Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808445

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

[illegible]	రూ. న.	పోస్టుద్వారా రూ. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

జాతీయ విహంగం

న్యూఢిల్లీ, జనవరి 31.— భారత ప్రభుత్వం మనదేశంలోని వివిధ జాతుల పక్షులలో ఒకపక్షి జాతికి "జాతీయ విహంగము" అని పేరు పెట్టడానికి నిర్ణయించుకున్నది. అయితే ఈ అదృష్టం ఏ పక్షి జాతికి లభించనుందో తెలియదు. ఇంతవరకు ప్రభుత్వ పరిశీలనలో నెమలి సారసపక్షి, నీటి పులుగు, హంస మున్నగునవి వున్నాయి. 5 వ తేదీన బెంగుళూరులో సమావేశం కానున్న భారత వన్యజీవుల సంరక్షక సమితి ఈ విషయాన్ని చర్చించి, ప్రభుత్వానికి ఒక పక్షి పేరును సూచిస్తుంది.

సంపుటి: 26 సంచిక: 30 ★ విజయవాడ 1-2-1961 బుధవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

కాంగో సమస్య పరిష్కారానికి ఇండియా చతుస్సూత్ర పథకం

నేడు జరుగనున్న భద్రతాసంఘ సమావేశంలో భారత ప్రతినిధి ప్రతిపాదించనున్నట్టు వార్త

సమితిసేనలు తప్ప మిగతాసేనల నన్నిటినీ నిరాయుధం చేయాలని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 31:— రేపు భద్రతాసంఘంలో కాంగోపై జరుగు చర్చలో ఇండియా కూడా పాల్గొనగలదు. కాంగో శ్రేయస్సు అభిలషించే దేశాలలో ఒకటిగా ఇండియా తన వైఖరి వెలిబుచ్చడానికి అనుమతించ వలసిందిగా భారత ప్రతినిధి శ్రీ సి. యస్. ఝా భద్రతాసంఘాన్ని కోరగలరు. కాంగో సమస్యాపరిష్కారానికి ఒకచతుస్సూత్ర పథకాన్ని ఇండియా సూచించనున్నదికూడా.

కాంగో, ప్రస్తుత సమస్యా పరిష్కారానికి ఒక చతుస్సూత్ర ప్రణాళికను భద్రతా సంఘానికి సూచించాలని ఇండియా అభిలషిస్తున్నది. ఈ చతుస్సూత్ర ప్రణాళికలోని అంశాలు ఇవి: 1. మొబుటూ, షోంబీల సేనలతోసహా కాంగోలో వ్యక్తిగత ఆధిపత్యం క్రిందఉన్న సేనలనన్నిటిని నిరాయుధం కావించాలి. 2. ప్రస్తుతం జైలులో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేసి వారికి సమితి రక్షణ కల్పించాలి. 3. కాంగోకు ఏ విదేశం సైనిక సహాయం చేయదలచినా ఆ సైనిక సహాయం సమితిద్వారా అందజేయాలి కాని తనంతగా తాను సహాయం అందజేయరాదు.

4. కాంగో పరిస్థితిని పరిష్కరించేమార్గాలను అన్వేషించడానికై పార్లమెంటును సమావేశపరచాలి.

ఈ చర్యలను సైకొన్న పక్షంలో కాంగో సమస్య పరిష్కరించడం సులభసాధ్యం కాగలదని ఇండియా భావిస్తున్నది.

కాంగో నుంచి ఢిల్లీకి అందిన వార్తలను బట్టి చూస్తే ఆ దేశంలో బెల్జియన్ల ప్రత్యక్ష జోక్యంపట్ల ఇండియా ఆరోపణకు మరింత బలం చేకూరినట్లు విశదమవుతున్నది.

కాటంగా ప్రెసిడెంట్ షోంబీ విదేశ సైన్య పటాలాన్ని నిర్మించడంలో, ఉత్తర కాటంగా ప్రాంతంలోని మనోనో పట్టణంపై గుర్తు తెలియని విమానం బాంబులు విసరడం, తదితర సంఘటనలపట్ల ఇండియా తీవ్రమైన ఆందోళనను వ్యక్తపరుస్తున్నది.

బెల్జియం మిత్రరాజ్యాలైన పాశ్చాత్య రాజ్యాలు — ముఖ్యంగా అమెరికా బ్రిటన్లు బెల్జియంపై కొంత ఒత్తిడి తీసుకువచ్చి ఉన్నట్లవుతే, కాంగో విషయంలో బెల్జియం ఇప్పుడు ప్రవర్తించినంత దుందుడుకుగా ప్రవర్తించి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని భారతదేశం తనకు దౌత్య సంబంధాలున్న విదేశాలతో ఎప్పుడూ వ్యక్తపరుస్తూనే వచ్చింది.

కాంగోలో బెల్జియం జోక్యానికి స్వస్తిచెప్పి, ఏరూపంలోనైనా కాని తన ద్వారా తప్ప, ఇతర విధాలుగా విదేశాల సైనిక సహాయాన్ని సమితి ఆపుచేయగలిగితే కాంగో సమస్యా పరిష్కారం మరింత సులభ సాధ్యం కాగలదని ఇండియా భావిస్తున్నది.

కాంగోపట్ల అమెరికా వైఖరిని పునస్సమీక్షించడానికి ప్రెసిడెంట్ కెన్నెడీ నిర్ణయం తాలూకు ఫలితాలు ఏ విధంగా ఉండగలవోనని ఢిల్లీ రాజకీయ వర్గాలవారు ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

కాంగోలో సమితికి సేనలను సహాయంచేసే విషయంలో తన వైఖరిని ఇండియా సెక్రటరీ జనరల్ హామర్షెల్డ్‌కు తెలియజేసింది. కాంగోలో సమితి లక్ష్యాలను స్పష్టీకరించినపిదపనే సైనిక సహాయం విషయం ఆలోచించగలనని ఇండియా సమితికి తెలిపింది.

'దేశభక్తుల' సర్వస్వం

ప్రకటించడానికి కేంద్రం యత్నాలు

న్యూ ఢిల్లీ, జనవరి 30:— 1918 నుంచి 1947 వరకు జరిగిన భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని, త్యాగాలు చేసిన వ్యక్తుల తాలూకు వివరాలు తెలిపే ఒక సర్వస్వాన్ని ప్రకటించడానికి కృషి జరుగుతూ ఉంది. ఈ వివరాలను సేకరించే కార్యక్రమం నిర్వహించడానికి కేంద్ర శాస్త్ర, సాంస్కృతిక వ్యవహారాలశాఖ ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయనున్నది.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సమ్మతించాయి. ఒక్క రాజకీయ రంగంలో పనిచేసినవారి పేర్లనే కాక, సాంఘిక విద్యా రంగాలలో పనిచేసినవారి పేర్లను కూడా ఈ సర్వస్వంలో చేర్చవలెనని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

మంత్రివర్గంపై ఛార్జిషీటు

రిక్విజిషన్ నోటీసుపై సంతకాలు చేసినవారు ప్రధాని శ్రీ నెహ్రూకు సమర్పించనున్నట్లు వార్త

(మన విలేఖరి) హైదరాబాద్, జనవరి 31— రాష్ట్ర పరిపాలనలో వర్గ తత్వానికి సంబంధించిన స్పష్టమైన 35 సందర్భాలను పేర్కొన్న ఒక ఛార్జిషీటును కాంగ్రెసు శాసనసభా పక్ష సమావేశం జరగాలన్న రిక్విజిషన్ నోటీసుపై సంతకాలుచేసిన సభ్యులందరు ప్రధాన మంత్రి శ్రీ నెహ్రూకు సమర్పించ గలరని తెలుస్తున్నది.

ఈ ఛార్జిషీటులోని ఆరోపణల స్వభావాన్ని వెల్లడించటానికి వీరు నిరాకరించారు. ఇదికేవలం పార్టీ వ్యవహారమనీ మంత్రులపై దుమారం లేవటం కోసం ఉద్దేశించినది కాదని వీరు అంటున్నారు. ముఖ్యమంత్రి పరిపాలనను సవరించాలనీ కేవలం వర్గతత్వంపై ఆధారపడిన ఉత్తరువు లివ్వటాన్ని ఆపివేయాలని కూడ వీరు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పరిస్థితి దిగజారుతున్నందుకు తన తీవ్ర ఆందోళనను తెలుపుతూ ప్రధాని శ్రీ నెహ్రూ ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యకు ఆర్థిక మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి లేఖలు వ్రాసినట్లు తెలిసింది. కాంగ్రెసులో వర్గాలు ఉండటంపైన కాంగ్రెసువాదులలో గల బాధ్యతారహితంగా మాటాడే ధోరణిని సంతకాల సేకరణ ఉద్యమాలను ఆయన ఈ లేఖలలో నిరసించారట. పార్టీ నిర్మాణం దృష్ట్యా పరిపాలన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన తీవ్ర అఘాతాన్ని గురించి శ్రీ సంజీవయ్యకు వ్రాసినలేఖలో తెలిపినట్లు తెలుస్తున్నది.

ఇక్కడి రాజకీయ వర్గాలద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీ నెహ్రూ ఆర్థికమంత్రికి లేఖవ్రాసి దానిప్రతినే ముఖ్యమంత్రికి కూడ పంపినట్లు తెలుస్తున్నది. కాని ముఖ్యమంత్రికి వ్రాసినలేఖ ప్రతిని శ్రీ నెహ్రూ ఎ. ఐ. సి. సి అధ్యక్షునికి పంపారు.

పరిష్కార సాధనకు
శ్రీ పళ్ళంరాజు అవిరళ కృషి

ఉత్తమ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగాను, పార్టీ ప్రయోజనాలదృష్ట్యాను రాష్ట్ర కాంగ్రెస్ వాదులు గ్రూప్ మనస్తత్వం అనే వ్యాధినుంచి సంస్థను రక్షించడానికి తమలో తాము ఏవిధంగా సర్దుబాట్లు చేసికోవడం మంచిదో ప్రధాని నెహ్రూ ఒక స్పష్టమైన మార్గాన్ని సూచించవచ్చునని రాజకీయ వర్గాలవారు విశ్వసిస్తున్నారు.

ఉపయోగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పళ్ళంరాజుగారు కాంగ్రెస్ శాసనసభ్యులతో 'మొదటి రౌండ్' సంభాషణలు పూర్తిచేశారు. శ్రీ పళ్ళంరాజుగారు స్వయంగా ఒక్కొక్క శాసనసభ్యుని ఇంటికే వెళ్ళి వారితో సంభాషణలు జరిపారు. శ్రీ పళ్ళంరాజుగారు ఇంత శ్రమపడుతున్నారంటే ప్రస్తుతవిషమపరిస్థితికి ఒక పరిష్కారాన్ని సాధించడానికి ఆయన ఎంతటి అవిరళమైన కృషి సాగిస్తున్నారో స్పష్టమవుతున్నది. అయితే శ్రీ సుబ్బారెడ్డిగారి మిత్రులు, ఆయనకు సంబంధించిన సన్నిహితవర్గీయులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంత్రివర్గ పార్టీ వారిని కలిసికొని తనంతట తను నిర్దిష్టమైన ప్రతిపాదనలుకొన్ని వారిముందుంచాలని అంటున్నారు. పరిష్కారం మంత్రివర్గ పార్టీవారి,' వారి నాయకుని చేతుల్లో ఉన్నది. కాబట్టి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానంగా వారితో చర్చలుజరిపి వారిని ఒకదారికి తీసుకురావడానికి యత్నించాలని వారు అంటున్నారు. రిక్విజిషన్ నోటీసుపై సంతకంచేసినవారిలో చెక్కుమంది స్త్రీలు, హరిజన శాసనసభ్యులు ఉన్నారని కూడా సుబ్బారెడ్డి సన్నిహితవర్గాలవారు అంటున్నారు.

"గాలి ఎటువైపు వీస్తున్నదో గ్రహించాలి"

ఆంధ్రకేసరి, డాక్టర్ పట్టాభిగార్ల సమకాలికుడు, రాష్ట్ర కాంగ్రెస్‌వాదు లందరిలోకీ పెద్దవాడు అయిన శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్యగారు మాట్లాడుతూ మంత్రివర్గ పార్టీవారు ఏదో ఇంద్రజాలం జరుగవచ్చునని లేనిపోని ఆశలతో కాలాన్ని వృధాచెయ్యడానికిబదులు 'గాలి ఎటువైపు వీస్తున్నదో' కనిపెట్టి సముచితమైన మార్గాన్ని అవలంబించగలరని విశ్వసిస్తున్నానని ఆశాభావం వెల్లడించారు. గడిచిన తన ముప్పది సంవత్సరాల రాజకీయజీవితంలోను రాష్ట్ర కాంగ్రెస్‌వాదులు ఇంత యోచనారహితంగా, ఉపేక్షాభావంతో ప్రవర్తించడం ఇంతకుముందెన్నడూ తాను చూడలేదని కూడా ఆయన అన్నారు. ప్రజలకు ప్రతిబింబంగా నిలిచి, వారి ఆదరాభిమానాలను చూరగొన్న కాంగ్రెస్‌సంస్థ నేడు గ్రూపుమనస్తత్వంతో నిండి కలుషితమైపోయింది. ఈ పరిస్థితి త్వరలో అంతరించి అటు శ్రీకాకుళంనుంచి ఇటు చిత్తూరువరకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌వాదులు యావన్మంది ఒకేప్లాట్‌ఫారంమీద ఏకకంఠంతో మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందో దానికోసం నిరీక్షిస్తున్నానని శ్రీ బ్రహ్మయ్యగారు అన్నారు.

బాబూజీ

"మనకి తగినంత విశ్రాంతి లభించింది – మళ్లీ ఢిల్లీ క్రికెట్ టెస్ట్ ప్రారంభమయేవరకు కొంత పని చూచుకుందాము."

ఢిల్లీలో ఎలిజబెత్ రాణికి మునిసిపల్ కార్పొరేషన్ పౌరసన్మానం జరిపినప్పటి చిత్రం.

శాంటామేరియా ఉదంతం:

గాల్వావోతో చర్చలకు అడ్మిరల్ స్మిత్ రాక

అధికార బృందంతో కలిసే నౌకలో ప్రవేశించిన వైనం

నార్‌ఫోక్, వర్జీనియా, జనవరి 31:— కారిబియన్ తరంలోని అమెరికా నౌకా దళాధిపతి రియర్ అడ్మిరల్ అలెన్ స్మిత్ నేటి ఉదయం సరిగ్గా 11-50 గంటలకు (గ్రీన్‌విచ్ కాలమానం) శాంటామేరియా నౌకలో ప్రవేశించినట్టు అట్లాంటిక్ నౌకాదళ కేంద్ర కార్యాలయం నేటిరాత్రి ప్రకటించినది.

ప్రయాణీకుల దించివేత విషయంపై పోర్చుగల్ తిరుగుబాటు నాయకుడు కెప్టెన్ గాల్వావోతో జరిపిన సంభాషణలు సంతృప్తికరంగానే ఉన్నాయని అడ్మిరల్ స్మిత్ తర్వాత ఒక ప్రకటనచేస్తూ వెల్లడించారు.

శాంటా మేరియా నౌకలో ఉన్న 600 మంది ప్రయాణీకులను దించివేసే విషయంపై పోర్చుగల్ తిరుగుబాటు నాయకుడు కెప్టెన్ గాల్వావోతో సంభాషణలు జరపడానికిగాను శ్రీ అలెన్‌స్మిత్ ఒక అమెరికన్ డిస్ట్రాయర్ నౌకలో ఎక్కి అక్కడికి వెళ్లారు. శాంటామేరియా నౌక ప్రస్తుతం బ్రెజిలియన్ ఓడరేవు అయిన రెసిఫీకి 35 మైళ్ల దూరంలో నిలిచి ఉన్నది.

అడ్మిరల్‌స్మిత్‌ఎక్కివెళ్ళిన డిస్ట్రాయర్‌నౌకను (గేయరింగ్)దానికి 500 గజాల దూరంలో నిలిపించారు. మరిరెండు అమెరికన్ డిస్ట్రాయర్ నౌకలు కూడా త్వరలో అక్కడికి జేరుకొనటలో ఉన్నాయి.

అమెరికన్ నౌకాధికారులు, దౌత్యాధికారులతో కలిసి అడ్మిరల్ స్మిత్ ఒక చిన్నపడవలో శాంటా మేరియా నౌకను చేరుకొన్నారు.

అమెరికన్ డిస్ట్రాయర్ నౌకకు కొద్దిదూరంలో పత్రికా విలేఖరులు ఎక్కివచ్చిన మరొక 'టగ్‌బోటు' కూడా నిలిచి ఉంది. అందులో దాదాపు 60 మంది పత్రికా విలేఖరులు ఉన్నారు. రెసిఫీ రేవునుంచి ఇది బైల్దేరి వచ్చింది.

రెసిఫీ ఓడరేవునుంచి మూడు అమెరికన్ డిస్ట్రాయర్ నౌకలు ఈవిధంగా శాంటామేరియా నౌకకు దగ్గరలోవచ్చి నిలవడంలోని అంతరార్థం ఏమై ఉంటుందని విలేఖరులు ప్రశ్నించగా సంభాషణల పర్యవసానం తేలేవరకు ప్రస్తుతానికి తా నేమీ చెప్పజాలనని ఒక నౌకాధికారి అన్నారు. ప్రయాణీకుల విడుదలకు సంబంధించి ముందరే ఒక పథకాన్ని వూహించుకొని డిస్ట్రాయర్లను అక్కడికి తరలించడం జరిగిందా అని విలేఖరులు ప్రశ్నించారు.

సంభాషణల వివరాలు

సంభాషణలు నేటి ఉదయం 11—50 గంటలకు ప్రారంభమైనాయి. బెల్జియమ్‌లో నేడు అధికారాన్ని స్వీకరించిన కొత్త ప్రభుత్వం శాంటామేరియానౌకను రేపురెసిఫీరేవులో దిగడానికి అనుమతిస్తుందనే ఆశిస్తున్నానని తిరుగుబాటు

(మిగతా 3 వ పేజీలో)

తాజా వార్తలు
[3 వ పేజీలో]

రాష్ట్రంలో త్వరలో మరి మూడు గిడ్డంగులు

కరీమ్‌నగర్, భీమవరం, ద్రోణాచలంలలో నెలకొల్పడానికి సంకల్పం

హైదరాబాద్, జనవరి 31:— కరీమ్‌నగర్, భీమవరం, ద్రోణాచలంలలో త్వరలో మూడు గిడ్డంగులను నెలకొల్పడానికి రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ సంకల్పించింది.

ఈ విషయాన్ని ఈరోజున తెలియజేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో పదకొండు గిడ్డంగులు పనిచేస్తున్నవనీ, అందులో అయిదు తెలంగాణాలోనూ మిగిలినవి ఆంధ్రప్రాంతంలోనూ ఉన్నవనీ కార్పొరేషన్‌ప్రతినిధి ఒకరు చెప్పారు.

ప్రస్తుత గిడ్డంగుల కొనసాగింపుకూ కొత్తవాటిని నెలకొల్పడానికీ వీలుగా వర్తమాన సంవత్సర బడ్జెట్‌లో ఆంధ్రకు అయిదు లక్షలు, తెలంగాణాకు రెండున్నర లక్షలు రూపాయలు కేటాయించారు.

శ్రీ లజపతిరాయ్ స్మారకచిహ్నం

ఆయన స్వగ్రామంలో నిర్మించడానికి యత్నాలు

ఫిరోజ్‌పూర్, జనవరి 31:— స్వాతంత్ర్య సమరవీరుడూ, దేశభక్తుడూ శ్రీ లాలా లజపతిరాయ్ స్మృతిచిహ్నంగా ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఉల్లేఖించిన 90 అడుగులు ఎత్తుగల ఒక మహాస్తంభాన్ని శ్రీ లజపతిరాయ్ జన్మస్థలమగు దాధర్ గ్రామంలో నిర్మించడానికి యత్నం జరుగుతూ ఉన్నది.

మాజీ యం. యల్. సి. లజపతిరాయ్ స్మారక సంఘం కార్యదర్శి శ్రీ మోహన్‌లాల్ నేడు శ్రీ లజపతిరాయ్ 90 వ జన్మదిన జయంతి సందర్భంలో ఈ విషయం ప్రకటించారు.

మనోనోపై బాంబుల దాడి

షోంబీకి శ్రీ దయాల్ తీవ్ర ఆక్షేపణ

లియోపోల్డ్‌విల్లీ, జనవరి 31:— ఉత్తర కాటంగా ప్రాంతంలోని మనోనోపై జరిగిన బాంబుల దాడిపట్ల తీవ్రమైన ఆక్షేపణ తెలుపుతూ సమితి ప్రతినిధి శ్రీ దయాల్ కాటంగా ప్రెసిడెంట్ శ్రీ షోంబీకి ఒక లేఖ వ్రాసారు. బాంబుల దాడి తీవ్రమైన నేరమని సమితిపై దురాక్రమణ అని శ్రీ దయాల్ తనలేఖలో పేర్కొన్నారు.

బాంబులదాడివల్ల జరిగిన నష్టం తాలూకు వివరాలు ఇంకా తెలియడంలేదు.

మనోనోలోని నైజీరియా మొరాకో దళాలను సమితి ఎలిజబెత్‌విల్లీకి ఉపసంహరించడం ప్రారంభించింది.

మనోనోపై జరిగిన బాంబుల దాడిని గురించి ఈ క్రిందివివరాలు తెలుస్తున్నవి: బాలూబా తిరుగుబాటుదారులు తనను సమర్థించకపోతే తీవ్రమైన నష్టానికి గురికావలసి వస్తుందని హెచ్చరిస్తూ కొద్దిరోజులక్రితం షోంబీకి చెందిన ఒకవిమానం మనోనోపై కరపత్రాలు రాల్చింది. నిన్న తిరిగి ఇదే హెచ్చరిక కరపత్రాలు మనోనో పట్టణంపై విమానం వదలిపెట్టింది.

శ్రీ ఇంద్రజిత్‌రిఖీ తీవ్రనిరసన

మనోనోపై బాంబుల దాడి ఘోరమైన అత్యాచారమని పేర్కొంటూ బ్రిగేడియర్ ఇంద్రజిత్ రిఖీ ఒకప్రకటన చేశారు. మనోనోపై బాంబులదాడి సమితికి వ్యతిరేకచర్య అని ఆయన నిరసించారు.

కాంగోలో విషమపరిస్థితి

కాంగోలో సమితి తన సైనిక బలాన్ని వినియోగించే అధికారాలను భద్రతా సంఘం విస్తృతం చేయకపోతే అక్కడ సమితిచర్యలను కట్టిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడగలదని సమితిలోని ఉన్నతోద్యోగులు భావిస్తున్నారు.

బీహార్ ముఖ్యమంత్రి శ్రీకృష్ణసిన్హా నిర్యాణం

సంతాప సూచకంగా రాష్ట్రమంతటా ప్రభుత్వ కార్యాలయాల, తదితర సంస్థల మూసివేత

పాట్నా, జనవరి 31— బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, డాక్టర్ శ్రీ కృష్ణసిన్హా, నేటి మధ్యాహ్నం ఒంటిగంట ఇరవై నిముషాలకు తమ స్వగృహంలో మరణించారు. ఆయన వయస్సు డెబ్బైనాల్గు సంవత్సరాలు. వారికి ఒక నెలరోజుల నుంచి అస్వస్థతగావుంది.

డాక్టర్ సిన్హా ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటున్నారు. కలకత్తాలో ఆయన అస్వస్థతగా ఉండగా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కూడ వెళ్లి తన పాత స్నేహితుని చూచి వచ్చారు.

మరణ సమయంలో ఆయన పుత్రులు శ్రీ శివశంకర సిన్హా, శ్రీ స్వరాజ సిన్హా ఆయన ప్రక్కనే ఉన్నారు.

తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ శ్రీ కృష్ణసిన్హా మరణవార్త విన్నంతనే వేలాది ప్రజలు శోకపరితప్త హృదయాలతో వారి స్వగృహానికి ఆయన తుదిసందర్శనార్థమై తరలివెళ్ళారు.

ప్రభుత్వ సచివాలయం, ఇతర కార్యాలయాలను వెంటనే మూసివేశారు. కార్యాలయాలపై, ముఖ్య భవనాలపై వున్న జాతీయ పతాకాలు సగంవరకు దించివేయబడ్డాయి. సెక్రటేరియట్ ఉన్నతోద్యోగులు తదితర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు మౌనంతో నిశ్శబ్దంగా ముఖ్యమంత్రి గృహానికి నడిచివెళ్ళారు.



బీహారు గవర్నరు డాక్టర్ జకీర్ హుస్సేన్, మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ఉద్యోగులు హైకోర్టు న్యాయమూర్తులు, కాంగ్రెసు నాయకులు, తదితర రాజకీయపార్టీల ప్రముఖులు, ఉత్తరప్రదేశ్ గవర్నరు డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు ప్రభృతులు డాక్టర్ శ్రీ కృష్ణసిన్హా మరణవార్త వినగానే వారి ఇంటికివెళ్ళి ఆయన భౌతికదేహాన్ని సందర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

గత డిసెంబరు 28 వ తేదీని తూర్పు మండల సమావేశంలో పాల్గొనే నిమిత్తం కలకత్తా వెళ్ళినప్పుడు డాక్టర్ సిన్హాకు ఆకస్మికంగా గుండె పోటు వచ్చింది. అక్కడే కొంతకాలం చికిత్సచేసిన పిదప పరిస్థితి కొంత మెరుగు అయిన దనుకున్న తరువాత జనవరి 21 వ తేదీన ఆయనను పాట్నా తీసుకుని వచ్చారు. శస్త్రచికిత్స చేయగా అదికూడా విజయవంతంగానే పూర్తిఅయింది.

[మిగతా 3 వ పేజీలో]

'నిస్వార్థదేశ సేవకుడు'

ప్రధాని నెహ్రూ సందేశం

న్యూఢిల్లీ, జనవరి 31:— డాక్టర్ కృష్ణసిన్హా మరణంతో బీహార్ రాష్ట్రం, యావద్భారతదేశం ఒక నిస్వార్థ దేశసేవకుని గోల్పోయిందని ప్రధాని నెహ్రూ బీహార్ గవర్నర్ డాక్టర్ జకీర్ హుస్సేన్‌కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. శ్రీ కృష్ణసిన్హా కుటుంబానికి తన సానుభూతిని అందజేయాలని ప్రధాని నెహ్రూ తన సందేశంలో అభ్యర్థించారు.

కార్పొరేషన్‌నగరాలలో నీటి సరఫరా పథకాలు

అమలుజరపడానికి రు. 15 కోట్లు కేటాయించబడగలదని శ్రీ కర్మార్కర్ ప్రకటన

బొంబాయి, జనవరి 31:— తృతీయ ప్రణాళికా కాలంలో మేజర్ మునిసిపల్ కార్పొరేషన్ నగరాలలో మంచినీటి సరఫరా. పారిశుద్ధ్యపు పథకాలను అమలుజరపడానికై 15 కోట్ల రూపాయలు ఖర్చుచేయబడగలదని కేంద్రఆరోగ్యమంత్రి శ్రీ డి. పి. కర్మార్కర్ నేడు ప్రకటించారు.

దేశమంతటా అమలు జరిపే మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యపు కార్యక్రమంలో చిన్న కార్పొరేషన్ నగరాలను చేర్చడం జరుగుతుందని ఆయన అన్నారు.

అఖిల భారత మునిసిపల్ కార్పొరేషన్ సభ్యుల రెండవ మహాసభలో ప్రసంగిస్తూ మంచినీటి సరఫరా, ఆరోగ్య పథకాలకు, మునిసిపాలిటీలు ఎక్కువ ప్రాధాన్యం యివ్వాలని శ్రీ కర్మార్కర్ సూచించారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరించనిపక్షంలో పట్టణాలలో అనారోగ్యపరిస్థితులు ఏర్పడగలవని హెచ్చరించారు.

మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ డి. పలాస్‌పాగర్ సమావేశాన్ని ప్రారంభించారు. దేశంలోని 15 మునిసిపల్ కార్పొరేషన్ సంఘాల ప్రతినిధులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు సమావేశానికి హాజరయ్యారు. మునిసిపల్ కమీషనర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రెండురోజులపాటు ఈ సమావేశం జరుగుతుంది. మునిసిపాలిటీల నిర్వహణకు సంబంధించిన 21 తీర్మానాలను ఈ సమావేశంలో చర్చిస్తారు.

మశూచివ్యాధి నిర్మూలన నిమిత్తం మునిసిపాలిటీలలో పాఠశాలలలోచేరే బాలబాలికలు ముందుగా సర్టిఫికెట్‌లను విధిగా చూపించాలనే నిబంధన అమలుజరపాలని శ్రీ కర్మార్కర్ సూచించారు. మశూచివ్యాధిని నిరోధించడానికై టీకాలను తయారుచేయడానికి అవసరమయ్యే ఖర్చును పూర్తిగా భరించడానికి కేంద్రప్రభుత్వం సిద్ధపడిం దన్నారు. మశూచివ్యాధి నిర్మూలనకు టీకాలు వేయించుకోవడం ఎంత అవసరమో ప్రజలకు నచ్చచెప్పడం అవసరమన్నారు.

పట్టణాలలో అమలుజరిపే మంచినీటి సరఫరా పథకాలకు, డ్రైనేజి పథకాలకు మధ్య సమన్వయం అవసరమన్నారు. దేశమంతటా ప్రధాన నగరాలలో తొమ్మిది మంచినీటి సరఫరా పథకాలను అమలు జరుపుతుండగా, ఆరు డ్రైనేజి పథకాలను మాత్రమే తృతీయ ప్రణాళికలో అమలుజరపాలని నిశ్చయించామని శ్రీ కర్మార్కర్ వెల్లడిచేశారు.

మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ పలాస్‌పాగర్ ప్రసంగిస్తూ పట్టణాల అందాన్ని ఇనుమడింపచేయాలంటే మునుముందు మురికిపేటల నిర్మూలనకు ప్రాధాన్యం యివ్వా లన్నారు.

బొంబాయి నగర మేయర్ శ్రీ ఎ. యస్. దేశాయ్ అంతకుముందు ప్రతినిధులకు స్వాగతం చెపుతూ ప్రసంగించారు. సమావేశంలో ఆమోదించే తీర్మానాలను అమలు జరపడానికి ఒక శాశ్వతసంఘాన్ని ఏర్పాటుచేయాలని శ్రీ దేశాయ్ సూచించారు.

డాక్టర్ పి. ఎం. శామ్యూయల్ ఆహ్వానము
విశ్వాస ప్రధానము విని చూడండి.
పెంతెకోస్తు క్రైస్తవ మహాసభలు
రోగుల స్వస్థత ప్రార్థనలు చేయబడును
ప. గో. జిల్లా ఏలూరు. రైల్వేస్టేషన్ సమీపములో
1961 ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు
ఇంగ్లండ్, అమెరికా, జర్మనీ నుంచి ప్రత్యేక ఉపన్యాసకులు.
రెవ. పీటర్ స్కాతరన్., రెవ. డబ్లాన్ స్టిమేసన్., రెవ. ఎం. సి. హార్క్రి., రెవ. సి. ఇ. కెచ్., రెవ. ఎర్విన్ క్లింగ్., మిస్టర్ ఇ. సిస్లర్.
శాల్వేషన్ హీలింగ్, డెలివరెన్సుకు
గౌ॥ శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు
(పి. డబ్ల్యు. డి. అండ్ ఎలెక్ట్రిసిటీ శాఖామంత్రి)
7-2-61 సా. గం. 4 విజయవాడ, గుణదలవద్ద అనాథ బాలలకు, బీదపిల్లలకు పిల్లలగృహమునకు ప్రారంభోత్సవంచేయుదురు.

పి. ఎం. శామ్యూయల్
అందరికీ స్వాగతం!
ఇంకా వివరాలు కావలిస్తే :— డాక్టర్ పి. ఎం. శామ్యూయల్ డి. డి., మాచవరం, విజయవాడ.

అంబికా జవ్వాజి బత్తి.
ప్రసిద్ధమైన క్యాస్టూరిక సెంటు. మనోహరం సెంటు. పట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు (రిజిష్టర్డు)
ఏలూరు. ఆంధ్రప్రదేశ్.

గమనిక

తే. 23—1—61 దీని ఆంధ్రప్రభ దిన పత్రికలో ప్రకటింపబడిన బొబ్బిలి పంచాయితీ సమితి టెండరు నోటీసులో టెండర్లు పంపుకొనుటకు ఆఖరు తేదీ 31—1—61 అని ప్రకటింప బడినది. సదరు తేదీ 6—2—61 వరకు పొడిగింప బడినది.

బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసరు, బొబ్బిలి.

ప్రకటన

పార్వతీపురం మునిసిపాలిటీ

1961—62 సం. కు. పార్వతీపురం మ్యునిసిపల్ మార్కెట్లు, కమేలాలు, బస్‌స్టాండ్లు, పుగ్గిశాలలో ఫీజు వసూలుచేసికొను హక్కు బహిరంగముగా 21—2—61 తేదీని వేలం వేయబడును. పాట దారులు షరతులకు లోనై పాల్గొనవలయును.

1961—62 సం. నకు లైసెన్సు ఫీజులు 28—2—61 తేదీలోగా పెనాల్టి లేకుండా చెల్లించిలైసెన్సులు పొందవలెను. 7—1—61 జిల్లా గెజెట్టులో ప్రకటన చేయబడినది.

1961—62 సం. నకు కావలసిన ఎనుబుకు సప్లయిలకు కూడా టెండర్లు 22—2—61 తేదీని తీసికొనబడును. వివరములకు వ్రాసిన పొందగలరు.

కా. శేషయ్య, కమీషనరు,

టెండరు నోటీసు

పెమ్మరాజు పోలవరం పంచాయితీ.

సర్వాపురంతాలూకా పెమ్మరాజు పోలవరం పంచాయితీ ఏరియాలో సుమారు రు. 1700-0-0 ఎస్టిమేటు విలువకలిగిన సూరయ్య మంచినీటి చెరువునకు రెండు సొంపాల రేవులు ఇటుకతో పెర్మించుటకు 5—2—61 సాయింత్రం 4 గంటలవరకు దిగువ సంతకము చేసిన వారిచే సీల్డుచేసిన టెండర్లు తీసుకొనబడును. ఎస్టిమేటు విలువమీద నూటికి రు. 5—0—0 లు ధరావతు చెల్లించవలెను. వచ్చిన టెండర్లు అదే రోజు హాజరైన టెండరుదార్ల సమక్షములో తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పని వేళయందు ఆఫీసులో తెలుసుకోవచ్చును.

ప్రెసిడెంట్.

టెండర్లు

ఆంధ్ర విశ్వ విద్యాలయము. వాల్తేరు.

ఆంధ్ర యూనివర్సిటీ గరల్సు హాస్టల్ ఆనుగు అంతస్తు వరండాకు ఐ. ఆర్. సి. వెల్డ్ మెష్ ఎంక్లోజరు ఏర్పరచుటకు సీల్డు టెండర్లు 8—2—61 సా. 4 గం. వరకు, వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిష్ట్రారు గారిచే కోర బడుచున్నవి. షెడ్యూళ్ళు, స్పెసిఫికేషనులు వాటి ఖరీదు(కింద రు. 4— చెల్లించి దరఖాస్తు పంపి రిజిష్ట్రారువద్ద నుండి పొందవచ్చును.

జి. వి. ఎస్. ఎల్. నరసింహం,
అసిస్టెంట్ రిజిష్ట్రారు,
(అకౌంట్స్) యూనివర్సిటీ ఆఫీసు, వాల్తేరు.

ప్రకటన

వివిధ రకాల డిసిన్ ఫెక్టెంట్, ఇన్‌సెక్టిసైడ్స్, టాయిలెట్ సబ్బులు, స్టవ్‌క్లీనింగు, ఫ్లూయిడ్సుకు మద్రాసు, మైసూరు, ఆంధ్ర స్టేట్సులో డిస్ట్రిక్టు ఏజంట్లు కావలెను. రు. 140 లు., మరియు మూడవ తరగతి రైల్వే చార్జీలు, రోజుకు రూ. 4—50 అలవెన్సు, పరిమితములైన సేల్సు మించిన వ్యాపారములో 10 శాతం కమీషను ఇవ్వబడును. అనుభవము, పలుకుబడి కలిగి, రెడీస్టాకుమీద రు. 910 లు. నగదు పెట్టుబడి పెట్టగలిగినవారే దరఖాస్తులు పెట్టుకోవలెను. స్వంత అడ్రసు వ్రాసి, స్టాంపు అంటించిన కవరు కూడా పంపండి.

వెస్టరన్ కెమికల్స్ (ఇండియా)
30 లగయరిలేన్, బొంబాయి—1.

ప్రకటన

బాపట్ల మునిసిపాలిటీ

బాపట్ల మునిసిపాలిటీకి సంబంధించిన కూరగాయలమార్కెట్టు, చేపల మార్కెట్టు, మాంసపు మార్కెట్టు, వధశాలలు, బండ్లస్టాండులులో 1961—62 సం నకు ఫీజు వసూలు చేసుకొను హక్కును మరియు మునిసిపల్ పెట్టె దుకాణముల 1961—62 సం. నకు వ్యాపారం చేసుకొనే హక్కు బాపట్ల పురపాలక సంఘ కార్యాలయమువద్ద ది 14—2—61 తేదీ సాయంకాలము గం. 3 లకును అటు తర్వాతను బాపట్ల మునిసిపల్ కమీషనరుగారిచేగాని లేక యిందు నిమిత్తము వారి అధికారము పొందినవారిచేగాని బహిరంగ వేలము వేయబడునని యిందు మూలముగా తెలియపర్చటమైనది. వేలము షరతులు వగైరా మునిసిపల్ ఆఫీసుకు వ్రాసి తెలుసుకొన వచ్చును.

(సం.) యస్. శీతారామయ్య, కమీషనరు.

టెండరు నోటీసు

పాలకొల్లు మునిసిపాలిటీ

1961—62 సంవత్సరములో మున్సిపల్ ఇన్‌సర్‌వెస్ పశువుల మేత దినుసుల సప్లయి నిమిత్తం, ది. 10—2—1961 తేదీకి ముందు గాని, ఆరోజు సాయింత్రం నాలుగు గంటలవరకు గాని, సీల్డు టెండరులు మునిసిపల్ ఆఫీసులో తీసుకొనబడును. టెండరు ఫారము ఒక రూపాయి మున్సిపల్ ఆఫీసు ట్రెజరీలో చెల్లించి, పొందవచ్చును. ప్రతి టెండరుదారు ధరావత్తుగా నిర్ణయించిన సొమ్ము, మున్సిపల్ ట్రెజరీకి చెల్లించి, టెండరు దాఖలు చేయవలెను.

కమీషనర్.

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళ పాడ్యమి
1961 ఫిబ్రవరి 1, బుధవారం
పాడ్యమి రా. 2—48 వరకు
ఆశ్లే రా. 11—48
వర్జ్యం ప. 11—12 నుండి 1—10 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 1, బుధవారం

ఉజ్జ్వల చరిత్ర

మహనీయమైన చరిత్ర గల భారతజాతీయ కాంగ్రెసుకు డెబ్బదిఆయిదు సంవత్సరాలు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని దేశమంతటా ఉత్సవాలు జరుగుతున్నవి. గత చరిత్రను మరల మరల సింహావలోకనం చేసుకుంటూ భావిచరిత్రను మరింత మహోజ్వల మొనర్చుకోవాలన్న దీక్షను ఎప్పటికప్పుడు ఉద్దీపింపజేసుకోడమే ఇటువంటి ఉత్సవాలవల్ల ప్రజలు పొందదగు పరమ ప్రయోజనం.

తలచుకొన్నకొలదీ ఒడలు పులకరించిపోయే ఘట్టాలు కాంగ్రెసు చరిత్రలో ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఎందరెందరో మహనీయ లీఅద్భుత చరిత్ర నిర్మాణంలో చిరస్మరణీయమైన పాత్రలు నిర్వహించారు. శకలరోచిస్సు లు వెలార్చుకొన్న ఆ మహాఘటనలతో, మహావ్యక్తులతో కాంగ్రెసు సాక్షాత్తూ ఒక విరాట్స్వరూపంగా మనకు గోచరిస్తుందంటే అతిశయోక్తి కాదు.

1857 స్వాతంత్ర్య సమరం విఫలమై, దేశం దాస్యంలో పడిఉండకం తప్పనిసరియైన కాలంలో, ఒక విధమైన వైక్లబ్య స్థితిలోనుంచి, దేశప్రజల ఆశాజ్యోతికి చిహ్నంగా, సన్నని దీపారాధనగా ఈ సంస్థ తొలుదొల్త వెలసింది. ఈ దీపారాధన చేసిన వారిలో, భారతీయులతోపాటు హ్యూమ్ మహాశయునివంటి ఆంగ్లేయులుకూడా ఉండడం హృదయంగమమైన సన్నివేశం. కాలక్రమేణా ఆ చిన్న దీపారాధనే అఖండజ్యోతిగా విస్తరిల్లి, త్యాగ సాహసాలే హవిస్సులుగా స్వాతంత్ర్య జ్వాలలతో నాలుకలు సాచింది.

ప్రజాస్వామ్య ధర్మానికి మూలకందంగా భావించబడ్డ బ్రిటన్ ఆధ్వర్యాన 'అధినివేశ ప్రతిపత్తి' పరమలక్ష్యంగా, వినతిపత్రాలతో కొంతకాలం స్వాతంత్ర్య సాధన సాగింది. ఆ లక్ష్యం తుదకు 'పూర్ణస్వరాజ్యం'గా మారడం నిజంగా అత్యద్భుతమైన దివ్యగాథ. ఒకవైపున భారతదేశానికి ప్రజాస్వామ్య ధర్మప్రబోధం కలిగించిన బ్రిటన్ వేరొకవైపున తన భేద తంత్రంతో వక్రమార్గాలు త్రొక్కి పరోక్షంగా ఈ పరిణామానికి కారణమయింది.

మితవాదధోరణి గిట్టని తిలక్ నాయకత్వం కాంగ్రెసు చరిత్రలో ఒక రసపట్టు. తరువాత గాంధి మహాత్ముడు అపూర్వమైన తన అహింసా ప్రయోగాలతో, కాంగ్రెసుతోపాటుగా దేశస్వరూపాన్నే పూర్తిగా మార్చివేశాడు. సామాన్య ప్రజకు కూడా సంయమం అలవరచి, అద్భుతమైన త్యాగ సాహసాలకు పురికొల్పిన దివ్య ఘట్టమది. సుమారు పాతిక ముప్పది సంవత్సరాలు కొనసాగిన గాంధి హయాములో ఆయన వాక్కులే వేద మంత్రాలై సకల భారత జీవన రంగాన్నీ ప్రభావితం చేశాయి.

స్వరాజ్య ప్రాప్తితో కాంగ్రెసు చరిత్ర మరొక ఘట్టంలో పడింది. నెహ్రూపండితుని అధ్వర్యాన కాంగ్రెసు ప్రభుత్వాధికారం చేపట్టవలసి వచ్చిన ఘట్టమిది. దేశ విభజనవల్ల కలిగినగాయాలు మాన్పుకుంటూ, సంస్థానాల విలీనీకరణంద్వారా దేశైక్యం సాధించి, ఘనతరమైన రాజ్యాంగ వ్యవస్థ నిర్మించుకొని, పంచవర్ష ప్రణాళికల మార్గాన పోషలిస్టు సమాజ నిర్మాణానికై కాంగ్రెసు కొనసాగిస్తున్న నిర్విరామకృషి అల్పమైనదనడానికి వీలులేదు. కాని, దీని వెన్నంటనే ఏడపలె ఒక గొప్పలోపం కూడా పదిల రుండా వస్తూవున్నది. అది తొలగిపోనంత కాలమూ కాంగ్రెసు తన పూర్వ మహనీయత కనుగుణమైన చరిత్రను నిర్మిస్తున్నదనుకోడానికి వీలు లేదు.

కాంగ్రెసు నాయకులలో పదవీ వ్యామోహం పెచ్చు పెరిగిపోవడమే ఆ లోపం. వెనుకటి త్యాగధను లీనాడు లేరు. పదవులకై కీచులాడుకోవడమే ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు కాంగ్రెసు నాయకుల ప్రథమ కర్తవ్యమైపోయింది. ఇంతకు పూర్వం కొంత చాటున ఉంటూ వచ్చిన స్పర్ధలు కూడా నేడు మరీ రచ్చకెక్కినవి. కాంగ్రెసు ఘనత కిది ఎంత భంగకరమో ఆలోచించేవారు కనిపించడం లేదు. ఎలాగో అలా తాము పదవులు దక్కించుకోడమే వీరికి కావలసింది. ఇలాంటి వారి హయాములో కాంగ్రెసు సంకల్పించే ప్రణాళికలు ఎలా పూర్ణ ఫలితాలు ఇవ్వగలుగుతవి?

కాంగ్రెసు నాయకులు తిరిగి తమ పూర్వపు త్యాగలక్షణాలను తమలో ఉద్దీపింప జేసుకోగలిగితేతప్ప, కాంగ్రెసుకు ఉజ్జ్వల భవిష్యత్తు లేదు. పదవీ నిర్వహణం, ఉపనిషత్తులో చెప్పినట్టు, 'త్యాగంతోకూడిన భోగం' కాపడం అవసరం. ఇది ఈర్ష్యతో పదవులకోసం క్రుమ్ములాడుకోడంవల్ల అలవడేది కాదు. గాంధి మహాత్ముని బోధలను శ్రద్ధతో మరల మననం చేసుకొని హృదయ మాలిన్యాలను క్షాళితం చేసుకోడం ఇందుకు ఎంతో అవసరం. భౌతిక సంపత్తి మనం ఎంతగా పెంచుకోగలిగినా, నైతిక, ఆధ్యాత్మిక సంపదను కూడ సంపాదించుకోలేకపోతే, అది యెంతో ప్రమాదకరంగా పరిణమించే మాట నిశ్చయం. మొన్న గాంధిజీ వర్ధంతి సందర్భంలో నెహ్రూ పండితుడందుకనే, ఈ ఆధ్యాత్మికసాధనకు విశేష ప్రాముఖ్య మీయవలసిన అవసరాన్ని ఉద్ఘాటించాడు.

గాంధిజీ ఆశయసిద్ధికై ఒకవైపున వినోబాజీ సర్వోదయ విధానం ప్రతిపాదించి పదవులకు దూరంగా కృషి చేసుకుంటూ వస్తున్నాడు. ఈ పక్షంలో సర్వోదయోత్సవాలు కూడా ఒక ప్రక్క జరుగుతూ ఉన్నవి. కాని, పదవులద్వారా పనిచేయవలసి ఉన్న కాంగ్రెసుసంస్థలో గొప్ప పరివర్తన కలుగనంతవరకూ దేశప్రగతికి పెక్కు వ్యాఘాతాలు తప్పవు. మహోజ్వలమైన ఆ పరివర్తనం సాధించవలసిన బాధ్యత కాంగ్రెసు నాయకులది.

జనరల్ అసెంబ్లీకి క్రుశ్చేవ్ హాజరు వార్త

సమితివర్గాలకు ఆశ్చర్యం కలిగించలేదట

మిత్రరాజ్యసమితి, జనవరి 30:— మార్చి 7 న ప్రారంభం కానున్న మిత్రరాజ్య సమితి జనరల్‌అసెంబ్లీద్వితీయసమావేశ ప్రారంభ సమయానికి శ్రీ క్రుశ్చేవ్‌హాజరు కావాలనుకుంటున్నట్లు వాషింగ్టన్‌లోని అమెరికన్ వర్గాలనుంచి వచ్చిన వార్తలపట్ల ఇక్కడ సోవియట్ ప్రతినిధి వర్గానికి సన్నిహిత వర్గాలవారు ఏవిధమైన ఆశ్చర్యాన్ని ప్రకటించలేదు. న్యూయార్క్‌కు శ్రీ క్రుశ్చేవ్ రానున్నట్లు సోవియట్ రాయబార కార్యాలయం వారు ఇంతకు పూర్వమే సూచించారు.

అయితే, సోవియట్ ప్రధాని రాక విషయమై అధికార ప్రకటన ఏదీ ఇంకా వెలువడలేదు.

బహుశా క్యూబా ప్రయాణ సందర్భాన శ్రీ క్రుశ్చేవ్ మిత్రరాజ్య సమితికి రావచ్చునని సోవియట్ ప్రతినిధివర్గంవారు చాలారోజులుగా అంటున్నారు.

అన్ని పరికరాలలో స్వయం సమృద్ధి

సాధించటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిపై కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీ షా వివరణ

(మన విలేఖరి) ... మద్రాసు, జనవరి 30—

అన్ని రకాల పరికరాలలో దేశం స్వయం సమృద్ధిని సాధించటానికి ప్రభుత్వం తీసికొనదలచిన చర్యలను కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీ మనూభాయ్ షా నిన్న ఇక్కడ వివరించారు.

అఖిలభారత పరికరాల ఉత్పత్తిదారులు, వ్యాపారులు ఏర్పాటుచేసిన గోష్ఠి ప్రారంభిస్తూ, ఆయన సోవియెట్ సహకారంతో ఆవడిలో శస్త్ర చికిత్స పరికరాలు తయారుచేసే ఫ్యాక్టరీ నెలకొల్పడానికి, ఫ్రాన్సు సహాయంతో మద్రాసులో ప్రయివేటు రంగాలలో ప్రెటోస్కైపు ఫ్యాక్టరీ స్థాపనకు చర్యలు తీసుకోనబడుతున్నవని చెప్పారు.

సోవియెట్ సహకారంతో ప్రభుత్వ రంగంలో ఒక హైడ్రోలిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఫ్యాక్టరీని పరికరాల పరిశ్రమలోని అభివృద్ధిని, పరిశోధనలను సమన్వయం చేయడానికి ఒక కేంద్ర శాస్త్రీయ సంస్థను ఏర్పాటుచేసే ఆలోచనలు కలవని కూడా ఆయన చెప్పారు.

ఈ నాల్గింటికీ ఒక్కొక్క దానికి రు. 10 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని శ్రీ షా వివరించారు.

పారిశ్రామికులు తమ తమ సాంకేతిక విధానాలనుతామే రూపొందించుకోవాలని, విదేశ విధానాలను కాపీ చేసేపని మానుకోవాలనీ, ఆయనసలహా యిచ్చారు.

కామన్‌వెల్త్‌లో దక్షిణాఫ్రికా సభ్యత్వం

కొనసాగే ప్రయత్నం చెయ్యగలనని వెర్వోర్డ్ ప్రకటన

కేప్‌టౌన్, జనవరి 30:— కామన్వెల్తులో దక్షిణాఫ్రికా తన సభ్యత్వం కొనసాగే ప్రయత్నం చెయ్యడం నిమిత్తం తాను కామన్వెల్త్ ప్రధానుల సమావేశానికి లండన్ వెళ్లగలనని దక్షిణాఫ్రికా ప్రధాని శ్రీ హెండ్రిక్ వెర్వోర్డ్ నేడు నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు.

ఆదిలో కామన్వెల్త్ నుంచి విడిపోయేవద్దతిలోని రిపబ్లిక్‌గా అవతరణకు దక్షిణాఫ్రికా ఆలోచించినప్పటికీ ఆఫ్రికన్ల జాతీయ సమైక్యతకు కామన్వెల్త్‌సభ్యత్వంలోని ప్రయోజనాన్ని గుర్తించి నందువల్లనే కామన్వెల్త్ సభ్యత్వాన్ని తాము అభిలషిస్తున్నామని కూడా శ్రీ వెర్వోర్డ్ అన్నారు.

నేపాల్‌లో 139 మంది రాజకీయ ఖైదీలు

నేపాల్ హోం మంత్రి ప్రకటన

ఖాట్మండూ, జనవరి 31 :— నేపాలు హోంమంత్రి శ్రీ విశ్వబంధుథాపా నిన్న యిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ఇండియాలోవున్న మాజీ నేపాలు ఉపప్రధాని శ్రీ సుబర్ణ షంషేర్ ప్రభృతులు 1950—51లో రాణాలకు వ్యతిరేకంగా సాగించిన సాయుధ విప్లవం వంటిది ఇకముందు తాము తీసుకురాగలిగిన సమాధానం (?) ప్రభుత్వం అడ్డగించునని హెచ్చరించారు.

ఆనాడు రాజా మహేంద్ర విప్లవకారుల పక్షాన వున్నాడనీ, ఇప్పు డలా కాదనీ, ఆయన వివరించారు. ఇండియాలోవున్న నేపాలు రాజకీయ నాయకులు నేపాలువచ్చి దేశ పునర్నిర్మాణములో పాల్గొనాలని ఆయన చెప్పారు.

మాజీ ప్రధాని కొయిరాలా ప్రభృతుల భవిష్యత్‌ను గురించి విలేఖరులు ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పలేదు.

నేపాలులో యిప్పుడు 139 మంది రాజకీయ ఖైదీ లున్నారనీ, వీరిలో యిద్దరు మహిళలనీ, ఆయన తెలియజేశారు.

త్వరలో ఎలిజబెత్‌రాణి నేపాల్‌కు పయనం

ఖాట్మండూ, జనవరి 31:— ఎలిజబెత్‌రాణి ఫిబ్రవరి 27 వ తేదీన ఖాట్మండూకు చేరుకుంటారు. ఆమె చిట్వాన్ అడవులలో పులివేటను చూస్తారు.

వచ్చేవారం ప్రధానితో ఫతేసింగ్ సంభాషణలు

న్యూఢిల్లీ, జనవరి 31 :— పంజాబీసుబా కొరకు నిరాహారదీక్ష ప్రారంభించి విరమించిన శ్రీ ఫతేసింగ్ వచ్చేవారంలో ప్రధాని నెహ్రూను కలుసుకుంటారు. ఆయన ప్రధానికి సమర్పించవలసిన ఒక చిన్న విజ్ఞప్తి పత్రాన్ని తయారు చేశారు. శ్రీ తారాసింగ్‌తో రాయబారాలు జరుపుటకుదిగా ప్రధానిని ఆయన అభ్యర్థిస్తారు.

అమృతసర్‌లో ఫిబ్రవరి 5 వ తేదీని అకాలీదళ వార్షికసర్వసభ్యసమావేశం జరుగుతున్నది. శ్రీ ఫతేసింగ్ ప్రధానికి సమర్పించవలసిన విజ్ఞప్తిపత్ర తుదిరూపం ఈ సమావేశంలో తయారవుతుంది.

నిన్న మాస్టర్ తారాసింగ్ న్యూఢిల్లీలో సిక్కు నాయకులతో సంప్రదించి, 5 గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ కైదులలోవున్నఅకాలీలకేసులను కోర్టులలో డిఫెండ్ చేయడానికి అన్నిసన్నాహాలు చేస్తుంది.

శ్రీ ఫతేసింగ్ ప్రధాని నెహ్రూతో సంప్రదించేటప్పుడు తనను నిర్లక్ష్యించకుండా తనతో ప్రధాని సంప్రదించేటట్లు చేయడానికి మాస్టర్ తారాసింగ్ తాపత్రయ పడుతున్నాడు. నిన్న ఆయన జయప్రకాశ్ నారాయణ్, కమ్యూనిస్టు నాయకులు శ్రీ అజయఘోష్, సంబార్ ప్రిహిద్, ఎ.కె. గోపాలన్‌లను కలుసుకుని, వారితో సంభాషణలు జరిపారు.

కమ్యూనిస్టుపార్టీ, స్వతంత్రపార్టీ, ప్రజాసోషలిస్టుపార్టీల మధ్యవర్తిత్వాన్ని తానుఅంగీకరించగలనని ఇదివరకే తారాసింగు ప్రకటించి, ఆ పార్టీలను తనకు సన్నిహితం చేసుకోకలిగాడు.

ఆఫ్రికాకు ఇతోధికంగా అమెరికా సహాయం

ఉపవిదేశాంగమంత్రి విలియమ్స్‌చే చతుస్సూత్ర ప్రణాళిక వివరణ

ఫిలడెల్ఫియా, జనవరి 30:— ఆఫ్రికన్ వ్యవహారాలకు సంబంధించిన అమెరికా ఉప విదేశాంగ మంత్రి శ్రీ మెన్నెన్ విలియమ్స్ నేడు యిక్కడ ఆఫ్రికా ఖండానికి తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాభ్యుదయ సాధన కృషిలో అమెరికా ఇతోధికంగా సాయపడడానికి అవకాశమిచ్చే ఒక చతుస్సూత్ర ప్రణాళికను సూచించారు.

ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ జన్మదినోత్సవం సందర్భంగా అమెరికాలోని ప్రజాస్వామిక వాదుల వర్గం చేసిన విందులో ప్రసంగిస్తూ తన పథకాన్ని ఆయన ఈవిధంగా వివరించారు:

ఆఫ్రికాను గురించి ఆఫ్రికనులను గురించి తెలుసుకొనడానికి, ప్రెసిడెంట్ కెన్నెడీ ఆఫ్రికా విధాన సాఫల్యానికి అమెరికనులు ప్రయత్నించాలి.

ఆఫ్రికానుంచి అమెరికా సందర్శనకు వచ్చేవారిని అమెరికనులు ఆదరించాలి.

పౌరస్వత్వాల పరిగణనకు, అనుభవింపడానికి న్యాయరీత్యా అవకాశమిచ్చే కార్యక్రమాన్ని అమెరికా త్వరగా రూపొందించాలి.

అమెరికాలోని ప్రతినగరం ఒక ఆఫ్రికన్ నగరాన్ని తనకు మిత్ర నగరంగా ఎంచుకొని దానితో సత్సంబంధాలు నెరపాలి.

ప్రచ్ఛన్న యుద్ధంపట్ల ఆసక్తిగల ఆఫ్రికనుల సంఖ్య చాలా తక్కువ అని ప్రచ్ఛన్న యుద్ధంలో ఏదో ఒక పక్షాన్ని చేరాలనే కోరిక వారికి లేదని, శ్రీ మెన్నెన్ విలియమ్స్ అన్నారు.

ఆఫ్రికానుంచి అమెరికాను దర్శించడానికి వచ్చే వారిపట్ల ఎక్కువ మర్యాదను అమెరికనులు చూపాలని, ఒక్క అనభిలషణీయమైన సంఘటన జరిగినప్పటికీ ఏళ్ల తరబడిన అమెరికా, ఆఫ్రికాల మధ్య సద్భావ సంబంధాల వ్యాప్తికి జరిగిన కృషి విఫలమై పోగలదనీ కూడా ఆయన అన్నారు.

మిల్లుబట్టల ధరలపై కంట్రోళ్లు సడలింపు

పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం

రావల్పిండి, జనవరి 31:— పాకిస్తాన్ ప్రభుత్వం, మిల్లు బట్టలధరలపై మిల్లు మాలు ధరలపై కంట్రోళ్లను తొలగిస్తూ నిన్న ఒక ప్రకటన కావించింది. మంత్రివర్గంతో ప్రత్యేకంగా సమావేశం జరిపిన పిమ్మట పరిశ్రమల మంత్రి శ్రీ ఖాన్ పై విధంగా ఒకప్రకటన పత్రికలకు విడుదలచేశారు.

వీటిపై కంట్రోళ్లు వున్నప్పటికీ, బ్లాక్ మార్కెట్టు జరుగుతున్నదని ఫిర్యాదులు వచ్చాయని, ప్రతిదానిని తనిఖీ చేయడానికి ప్రభుత్వానికి వీలు కుదరదని ఆయన అన్నారు.

హఠాత్తుగా వీటి ధరల కంట్రోళ్లను రద్దు చేయుడంవల్ల ధరలు విపరీతంగా పెరిగిపోగలవని ప్రజలు గాభరా పడుతున్నారు.

డెహ్రాడూన్, జనవరి 31 :— పెట్రోలు, సహజ వాయువు కమిషను అక్టోబరులో కాంబే నూనెగనుల గురించి క్రూడాయిలులను ఉత్పత్తి చేయుటానికై ప్రయత్నించడానికి గ్యాస్ నేడు నిర్ణయించుకుంది.

లేఖలు

పంచాయితీసమితి ఆఫీసు మేనేజరు పదవులు

ఆర్యా,

ప్రభుత్వమువారు పంచాయితీ సమితులకు మేనేజరు పదవులను పంచాయితీ జిల్లా పరిషత్తుల ద్వారా భర్తీ చేయుచున్న అప్పరు డివిజన్ గుమాస్తాలకు ఇచ్చి విధించి ప్రమోషనులకు అవకాశము లేదు. దీనికి సదరు గుమాస్తాలుగా పనిచేయుచుండి హవలసియున్నది. సమితిలో పనిచేయు యితర ఉద్యోగస్తులకు టి. డి. ఒ. అని అవకాశము గూడ కలదు. సమితులలో యింకా ఇతర ఆఫీసులలో సూపరింటెండెంట్ మేనేజరు ఉద్యోగములు ఆయా ఆఫీసులలో పనిచేయు అప్పర్‌డివిజన్ గుమాస్తాలు మాత్రమే ప్రమోషన్‌చేసి యివ్వబడుచున్నారు. ఆ రాష్ట్రమే అవలంభించి సదరు మేనేజరు పదవులకు జిల్లా పరిషత్తులో పనిచేయుచున్న అప్పర్ డివిజను గుమాస్తాలకు మాత్రమే యివ్వవలెను. ఎంతయు సమంజసము. 4, లేక 5 సంవత్సరముల అప్పరు డివిజన్ సర్వీసు, అకౌంటు మొదలగు కొన్ని పరీక్షలు ప్యాసు అగుట నిబంధనగా పెట్టవచ్చును.

ఇట్లు,
వేటుపాటి వెంకటరత్నం.

దివిసీమ పంచాయితీలకు రావలసిన సర్‌చార్జి బకాయి

ఆర్యా,

దివిసీమలో అనగా అవనిగడ్డ పంచాయితీ సమితి ఏరియాలో 3 మేజరు పంచాయితీలతో కలసి 28 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

సర్వ సాధారణముగా గ్రామ పంచాయితీచే గత డిసెంబరు మాసమున ఆమోదింపబడిన పనులను మార్చి నెలాఖరులోపున పూర్తిచేయవలసియున్నది. లేనిచో పంచాయితీచే ఆమోదింపబడినపనులకుకాలదోషముపట్టును మరియు గ్రామ పంచాయితీ అన్నిటికి ఏదో ఒక పని పంచాయితీ సమితి విరాళముచేపూర్తి చేయుటకు ఆమోదించి యున్నవి.

పంచాయితీలకు రావలసియున్న సర్‌చార్జి 30—9—59నుండి 30—12—60 వరకు అనగా 6 క్వార్టర్ల పంచాయితీసర్చుకు జమకట్టక నేటివరకు కాలయాపన జరుగుతున్నది.

కార్యనిర్వాహణాధి కారులైన గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్లు తమ పనులను పూర్తిచేయుటకు పంచాయితీలకు రావలసిన సర్‌చార్జిబకాయి రాకపోవుటచే పూర్తిచేయవలసిన పనులు పూర్తి కావని ఆందోళన పడుచున్నారు.

కాబట్టి పై అధికారులు వెంటనే ప్రజల ఇబ్బందులను గమనించి గ్రామ పంచాయితీలకు రావలసిన సర్‌చార్జి వెంటనే జమ కట్టునట్లు చేసి దివిసీమ గ్రామపంచాయితీ ప్రెసిడెంట్ల కోర్కె వున్నందు దివిసీమ పురోభివృద్ధికి తోడ్పడగలరని ఆశించు చున్నాను.

ఇట్లు,
పసకా రాముయ్య.

'రామదాసు' నాటకం ప్రదర్శనాల ఆవశ్యకత

ఆర్యా,

ప్రతి పట్టణం, పల్లెలోనూ "రామదాసు" నాటకం ప్రదర్శనాలద్వారా నాటకకళను అభివృద్ధి పర్చడం, హరికథలు, బుర్రకథలు ద్వారా భక్తి ప్రబోధించడం. తద్వారా వచ్చిన ఆదాయం శ్రీ భద్రాద్రి రామాలయ నిధికి సమర్పించడం సమంజసంగా ఉంటుంది. కళాకారులకు, ప్రభుత్వం ప్రజలు ప్రోత్సాహమిస్తారనే ఆశిస్తున్నాను.

ఇట్లు,
పుత్సల నీలకంఠం,
పాలకొల్లు.

త్రిపుర్నేనివారి గ్రంథాలు

ఆర్యా,

ఆంధ్రసాహిత్యవీధులలో కవిరాజు, శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరిగారిచే విరచితమైన అమూల్య గ్రంథములు ప్రముఖ స్థానమును వహించినవి. వారు దక్షిణ భారతదేశమున ఈ నాటి వతకును ప్రజానీకముయొక్క స్మృతి పథములో స్థానము ఏర్పరచుకొనినారు.

ఆంధ్రదేశములోని సాహిత్య ప్రియులు శ్రీ చౌదరిగారి గ్రంథరాజములన్ని గ్రంథాలయాల నలంకరించునట్లు పూనుకొన ప్రార్థించు చున్నాను.

ఇట్లు,
వసుమూరు కోనయ్య తెనాలి.

గ్రేడ్ 2 లైబ్రేరియన్ల జీతాలసమస్య

ఆర్యా,

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్‌వారు లోకల్ లైబ్రరీ అథారిటీక్రింద పనిచేయుసిబ్బందికి కొత్త జీతములు 1—11—58నుండి గవర్నమెంటువారి కమిటీ రిపోర్టు ప్రకారము యివ్వమని పుత్తరువులు పంపినారు. కాని ఆ రిపోర్టులో రెండవ గ్రేడు లైబ్రరియన్ల విషయం పుదహరించలేదు. వారు పాతజీతము ప్రకారము (65—5—125) తీసికొను చున్నారు. నెల్లూరు లోకల్ లైబ్రరీ అథారిటీ వారు గ్రేడ్‌రెండు లైబ్రరియన్లకు 90—4 110—5—150 గ్రేడులో యివ్వవచ్చునని 7వ తేదీ జరిగిన మీటింగులో తీర్మానించిరి.

కాబట్టి యీ విషయము అన్ని జిల్లాలలో గల లైబ్రరీ అథారిటీవారు గమనించి వారివారి జిల్లాలకమిటీలలో ఒకతీర్మానము ప్యాసుచేయించి పంపాలి. ఈ విషయములో నెల్లూరు లైబ్రరీఅథారిటీవారు ముందుకువచ్చి రెండవగ్రేడు లైబ్రేరియన్లకు రూ 90—4—110—5—150స్కేలు ఏర్పాటుచేసినందుకు వారిని అభినందించు చున్నాను.

ఇట్లు
కె. రాధాకృష్ణ, నెల్లూరు.

శ్రీనగర్, జనవరి 31:— శ్రీనగర్ తదితర లోయలలో గత 48 గంటల నుండి ఎడతెరిపి లేకుండా మంచు కురియుటవల్ల చిన్న చిన్న సరస్సులుగడ్డకట్టుకు పోయాయి. శ్రీనగర్—జమ్మూ రోడ్డులో రాకపోకలు ఆగిపోయాయి.

ఆయతాండ

పుష్పాంజలులు - బాష్పాంజలులు

గాంధిజీస్మారకదినం జనవరి 30 వ తేదీన— భారతదేశ మంతటా జరిపారు.

'పూజ్య బాపూజీ' — అని ప్రస్తుతించారు... 'పుణ్యమూర్తి' అని శ్లాఘించారు — 'జాతిపితకు జోహార్లు' — అని చేతులెత్తిమొక్కారు.

కొందరు శ్రద్ధాంజలి సమర్పించారు. కొందరు పుష్పాంజలు అర్పించారు— కొందరు 'బాష్పాంజలులు' ఘటించారు.

సంక్రాంతికి ఆటకమీదనుంచి బొమ్మలు తీసినట్లు — కొందరు రాట్నాలు బైటకితీసి వాలుగైదు బారలు దారంతీశారు... వీలున్నవాళ్లు ఫోటోలు తీయించుకొన్నారు...

కొంతమంది "గాంధిజీ అడుగుజాడల్లో నడవాలి" అని ఉద్రేకంతో ఉపన్యసించారు కొందరు. 'మనకు స్వాతంత్ర్యాన్ని అందించిన మహాసీయుడు గాంధిజీ — ఆయన సందేశాన్ని మరవకండి, ఆయన త్యాగాన్ని విస్మరించకండి'— అని ఉద్ఘాటించారు.

ఈ వత్సరానికి తరించారు

పత్రికల్లో పెద్ద పెద్ద శీర్షికలు పెట్టారు ... చిత్రాలు ప్రకటించారు. కొందరు సంపాదకీయాలు వ్రాశారు ... కొందరు వ్యాసాలు ప్రచురించారు ... మొత్తంమీద ఆ దివ్యమూర్తిని స్మరించారు ... ఈ సంవత్సరానికి తరించినట్లే ననుకొన్నారు ...

కాని, గాంధిజీ సిద్ధాంతాలనే కళ్లద్దాలు తగిలించుకొని — నేటి రాజకీయ సాంఘిక పరిస్థితుల్ని అవలోకించినవారు — సింహావలోకనం చేసినవారూ — ఎక్కడో పక్కత్తుగా తప్ప కనిపించరు.

పరిపాలనా విధానాన్ని అమలుజరపడంలో, కొన్ని కొత్త పద్ధతులు అవలంబించవలసి రావచ్చు. రాజనీతిజ్ఞతను ప్రకటించడంకోసం, లౌకికమైన సిద్ధాంతాల్ని ఆలంబన చేసుకోవచ్చు.

కాని అంతరాత్మను పునీతం చేసుకోవడానికి పవిత్రత కల్పించుకోవడానికి 'మనిషి' తెగలోనుంచి 'మనీషి' కులంలోకి ఉరకడానికి — గాంధిజీ సిద్ధాంతాలెంతో ఉపకరిస్తాయి. అలాటప్పుడు భారతీయులు — అందులో కాంగ్రెసు యోధులు (వారు పదవులలో వుండనివ్వండి, బైట వుండనివ్వండి) గాంధిజీ అనుచరులు అనిపించు కోవడానికీ, ఆయన సిద్ధాంతాల కానవాలుగా నిలవడానికి ప్రయత్నించక పోవడం, తమ ఆత్మనే గాక — భారతీయాత్మనే కించపరచు కొన్నట్లవుతుంది.

చెక్కిట కన్నీళ్ల సెలయేళ్లు!

గాంధిజీ కరుణామయుడు. తోటి మానవుల కోసం ఆయన హృదయం కరిగి వాగులై ప్రవహించింది ... భారతమాత సంతాన స్థితి చూచి, ఆయన చెక్కిట ఎన్ని కనవడని కన్నీటి సెలయేళ్లు ప్రవహించాయో చెప్పగలవా! ...

ఆయన తన జీవితాన్ని తోటి మానవుల స్థితికి మార్చుకో గలిగాడు. పెట్టుకు రమ్మంటే పెట్టు. పీతాంబరాలు తెచ్చి మేట్టు వేసిపోయేవా రాయనదగ్గర ... పూటకోరకం సిల్కు దుస్తులు ధరించి తిరగ్గలిగేవాడు. అంతేకాదు — ఆయన నడిచినంతదూరం ... సిల్కులు పరచమంటే పరిచేవారు.

కాని — ఆ మహనీయుడు మూడు మూరల కొల్లాయినే వరించాడు. విదేశ యాత్రలకు వెళ్లినా ఆకొల్లాయే ధరించాడు. దానితోనే లోకాన్ని మురిపించాడు.

తోటి మానవులకు లేని దుస్తులు తనకెందుకు? — అవి ధరించి తానెలా తృప్తిపడగలడు! హృదయం ఉత్తేజం కావాలిగాని ఉడుపుల్లో ఏం వుంది? అనే సత్యాన్నికూడ ఆ 'గావంచాబుషి' లోకానికి చాటాడు. ఏంతమంది గ్రహించి, ఆచరణలోకి తేకలిగారీ విషయాన్ని ?

ఒక్క చొక్కా చాలదు బాబూ!

గాంధిజీ'నాకు నలభైకోట్ల మంది సోదరసోదరీమణులు' అని పదేపదే చెప్పుకొన్నారు. ఆ రెండు కళ్లలోనుంచే ఆ నలభైకోట్లమంది కష్టాలకు సంబంధించిన కన్నీరు ప్రవహింపచేశారు.

బాపూజీ ఒకనాడొక పల్లెటూరి పాఠశాల దర్శించబోయారు. చొక్కా లేకుండా వచ్చిన ఆ బక్కబాలుని చూచి ఒక విద్యార్థి ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు — "గాంధిజీ! మీరు చొక్కా తొడుక్కోలేదేం? మా అమ్మ దర్జీపని చేస్తుంది. అడిగి మీకు సరిపోయే చొక్కా ఒకటి తీసుకురానా !—మీరు తొడుక్కొంటారా?' అని ఆదుర్దాగా అడిగాడు.

బాపూజీ బోసినవ్వులు నవ్వుతూ — "తొడుక్కొంటాను ... కాని ఒక్క షరతు ... ఒక్క చొక్కా సరిపోదు నాకు?" అన్నారు. ఆ విద్యార్థి గాంధిజీవంక తేరిపారి చూచి "ఒక్కటి సరిపోదు— పోనీ రెండు అడిగి తీసుకురానా'అన్నాడా బుడతడు. "రెండు చాలవు — నాకు నలభైకోట్ల సోదర సోదరీమణులున్నారు. వారందరూ చక్కని చొక్కాలు తొడుక్కొంటే — చివరికి నేనూ తొడుక్కొంటా — సంతోషంతో తొడుక్కొంటా. మరి మీ అమ్మ అన్ని దుస్తులు కుట్టగలదా?' అన్నారు బాపూజీ ...

ఆ కుర్రవాడు జవాబు చెప్పలేక పూరుకొన్నాడు.

మహాత్ముడు అలాటి ప్రేమను ప్రదర్శించారు భారత ప్రజానీకంపైన. వారి నిత్య జీవితాలలో లీనమైపోయారు. ముప్పయిగజాల దుస్తులు కట్టుకొని — గొప్పగొప్ప ఉపన్యాసాలిస్తూ గాంధిజీ అడుగుజాడల్లో నడవమంటే ఎలా?...

అంగవస్త్రాలు కట్టుకొంటే మాత్రం ఆత్మవికాసం తగ్గుతుందా! శాస్త్రాలు వ్రాసిన పెద్దలు పూర్వం ఎనిమిదిమూళ్ల పంచెలుకట్టి, మోకాళ్ళు దాటే లాల్చీలు వేసుకొని, మడత పుత్తరీయాలు భుజాన వేసుకొని తిరిగారా? ...

గాంధిజీ ఏది చెప్పితే — అది ఆచరణలో పెట్టారు. అందువల్లనే ఆదర్శమూర్తి అనిపించుకో కలిగారు...

అన్నిటికన్న ముందు అలాటి నిరాడంబరత్వం రావాలి వ్యక్తుల్లో ... 'సమతా, మమతా' — అనడంలో లేదు గొప్ప — తక్కినవారితోపాటు, తామూ శతమతమై, వారి స్థితిని పైకితేవడం కోసం ప్రాకులాడాలి.

గాంధిజీ సేవా పరాయణుడు. ప్రపంచానికి శాంతి సందేశం గలిగాడు. చీకటి గోళంలో వెలుగు నెలకొల్పకలిగాడు. మానవ హృదయాలలో సత్యాహింసలను నెలకొల్పకలిగారు...

పనివద్దు.... పదవులు కావాలి

పదవులుమాత్రం స్వీకరిస్తాను ... బరువైన పనులేమీ చెయ్యను — అనుకోలే దాయన. ఏపని అయినా — మానవసేవగానే భావించి, ఆచరించారు, ఒకలఆదర్శాన్ని సృష్టించారు. ఈ సందర్భంలో ఆయన 'సేవ' పట్ల చూపిన ప్రత్యేకతను గమనించాలి.

ఒకరి చాట తీసుకోండి

అది సబర్మతీ ఆశ్రమంలో గాంధిజీ నివసిస్తున్న రోజులు. ఆశ్రమవాసు లందరూ రొట్టెలు చేయడానికిగాను తెచ్చిపోసిన గోధుమలు చేటల్లో పోసుకొని, రాళ్ళు ఏరివేసి బాగుచేస్తున్నారు. గాంధిజీకూడా ఒక చేటలో గోధుమలు పోసి తీసుకొన్నారు.

"బాపూజీ, మీకెందుకు శ్రమ" అంటూ మనసించింది చాలామందికి. కాని ధైర్యం రాలేదు. ఆయన చక్కగా గోధుమలు బాగుచేస్తున్నారు. ఇంతలో దగ్గిరవున్న పట్టణంనుంచి కొందరు న్యాయవాదు లాయన్ని చూడటానికి వచ్చారు. "బాపూజీ — కూర్చోండి" అని అరుగు చూపించారు. కాని వారు కూర్చోలేదు.

"బాపూజీ! మేమేదైనా దేశసేవ చెయ్యాలని వచ్చాం. పూరికే కూర్చోవడానికి కాదు. ఏదైనా పని చెప్పండి' అన్నారు ... అదివిని గాంధిజీ ముసిముసి నవ్వులు నవ్వుతూ

"చాలాబాగుంది మీరన్నమాట. ఇదుగో ఈ చేట ఒకళ్లు తీసుకోండి ... తక్కినవారికిక్కాడా తెప్పించి ఇస్తాను" అని అది అందించబోయారు.

ఆ లాయర్లు ఆశ్చర్యపోయి ఒకరి మొఖంవంక ఒకరు చూచుకొని — "అయితే మేము చెయ్యవలసినపని, గోధుమల్లో రాళ్ళు ఏరడం, తప్పలు చెరగడమేనా?' అన్నారుట.

సిద్ధంగావున్న పని శ్రద్ధగా చెయ్యండి

గాంధిజీ వెంటనే అన్నారు ... "అవును. ఇప్పుడు సిద్ధంగా వున్నపని ఇదే... ఇది శ్రద్ధగా చెయ్యండి తర్వాత విషయం ఆలోచిద్దాం' ...

ఆ న్యాయవాదులు గత్యంతరం లేక తలోచేటా తీసుకొని ఆపూట గోధుమలు బాగుచేశారట. గాంధిజీ దృష్టిలో ప్రతి చిన్నపని ఉత్తమసేవగానే కనిపించేది ... నా అంతవాణ్నే నేనింత చిన్నపని చెయ్యడమా? అనేభావం ఆయనలో తొంగిచూచేది కాదు ...

ఇలా టివిషయాలు కాంగ్రెసుగో త్రీకులెంతమంది ఆచరణలో పెడుతున్నారు! ఎంతమంది 'సేవ'నే ప్రధానంగా చేసుకొని కాలం గడుపుతున్నారు? ...

ఆయన పొగడ్తల కతీతుడు ... తూలనాడినా ఆయనలో కోపం తొంగి చూచేది కాదు. ఆయన మనస్సే ఆయనకు సాక్షి ... పవిత్రసేవే ఆయన జీవితధ్యేయం....

ఒకసారి ఆశ్రమవాసు లెవరో వచ్చి "బాపూజీ, మిమ్మల్నిగూర్చి కొందరు దూషిస్తూ వ్రాస్తున్నారు' అని చెప్పిండిట. ఆయన నవ్వి ...

ఒకవైపు తిట్లవర్షం

- ఒకవైపు పొగడ్తల పూలజల్లులు

ఒకవైపునుంచి తిట్లవర్షం కురుస్తూ వుంటుంది — ఒకవైపునుంచి ప్రశంస పేరిట పూలజల్లులు పడుతూ వుంటాయి. మనమా తిట్లకు ఉద్రేకపడటం దేనికి! పొగడ్తలకు ఉత్సాహపడటం దేనికి! ...

'తిట్లు నా అంతస్సుని దించివెయ్యనూ లేవు, పొగడ్తలు పైకెత్తనూ లేవు. నేనెప్పుడూ ఒకే స్థితిలో వుంటాను. భగవంతునిపట్ల విశ్వాసంకల మానవుడు ఎవరికీ భయపడ వలసిన పనిలేదు' అన్నారు.

ఈ సూత్రాల నెందరు ఆచరణలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు! ఎందరు గాంధిజీ అడుగుజాడలను గుర్తుపెట్టుకొని ముందడుగు వేయగలుగుతున్నారు. !

—రావూరు



ఈ చాట ఒకత్తు తీసుకోండి - తక్కినవారికి తెప్పిస్తా....

గాంధి మ్యూజియంకు ఢిల్లీలో ప్రారంభోత్సవం

:x:

మహాత్ముని బోధనలను గురించి విరివిగా సాహిత్యం వెలువడాలని అభిభాషణ

క్రొత్తఢిల్లీ, జనవరి 31:—

రాబోయే తరాలవారు మహాత్మా గాంధీ బోధలలోని సత్యాన్ని అవగాహన చేసికొని, ఆయన ఆదర్శాలలో భావతాదాత్మ్యం పొందగలిగి వుండాలని ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ నేడిక్కడ గాంధీస్మారక గ్రంథాలయానికీ, మ్యూజియంకూ ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో అభిభాషించారు.

"ఈ తరం వారిలో అనేకమంది ప్రజలు మహాత్ముని చూశారు. కొందరికి ఆయన నాయకత్వంలో పనిచేయగలిగే భాగ్యం కూడా లభించింది. కాని రాబోయే తరాలవారు ప్రచురితమైన ఆయన రచనల ద్వారా, ఆయనకు చెందిన వస్తువులను ఈ మ్యూజియముల ద్వారానూ మాత్రమే ఆయన జీవితలక్ష్యాన్నీ, బోధనలను అర్థం చేసుకోగలుగుతారు" అని శ్రీ రాజేంద్రప్రసాద్ అన్నారు.

గాంధీజీ ఆదర్శాలను, బోధలను ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా గాంధీ స్మారకనిధి దేశంలోని వివిధప్రాంతాలలో స్థాపించిన గాంధి స్మారక సంస్థలన్నింటిలోకి ఈ మ్యూజియం మిక్కిలి పెద్దది.

విదేశాలకు పైనా గ్రంథాలు, గాంధీజీ స్థాపించి, సంపాదకత్వం వహించిన పత్రికలు, లేఖలు, ఆయన ఉపయోగించిన కొన్నివస్తువులు ఇందులో వున్నవి.

మహాత్మా గాంధి జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధించి, గత పది, పన్నెండేళ్లలో తగినంత సాహిత్యం ప్రచురిత మయిందనీ, అయితే ఆయన బోధలు ప్రజాస్మృతిపథములలో చిరకాలం నిలిచి వుండాలంటే ఈ సాహిత్యం చాలదనీ, ఇంకా ఈ విషయంలో ఎంతో కృషి జరుగుతున్నదనీ ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నారు.

విజయవాడలో 11 మంది అరెస్టు

విజయవాడ, జనవరి 31:—

కాంగ్రెసువాదులను కొట్టారనే అభియోగంపై పోలీసులు నేడు పదకొండు గురిని అరెస్టు చేసి మునిసిపల్ కోర్టులో రిమాండు కొరకు హాజరు పరిచారు. వారిని జామీనుపై విడుదల చేశారు కూడా.

శుక్రవారం సాయంత్రం వల్లూరిపల్లి బంగళా వద్ద గోదావర్తి సుబ్బారావు, బి. నరసింహారావు, శేషగిరి ఈశ్వరరావు అనే ముగ్గురును గుంపుగావచ్చి ఇనుపకడ్డీలతో కొట్టారని, దెబ్బలుతిన్నవారు కాంగ్రెసు వాదులని అంటున్నారు.

ఈ సందర్భంలో షేక్ బడేసాయిబును నిన్ననే అరెస్టు చేశారు. సబ్ మెజిస్ట్రేటుగారు ఉంచుతో పదకొండుమందిని నేడు అరెస్టు చేశారు.

గుర్నాదుపేట పోలీసు సబ్ ఇన్స్పెక్టరు శ్రీ ఓ. ఎల్. నరసింహారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ కృష్ణసిన్హా

(1 వ పేజీ తరువాయి)

కాని, గత శనివారంనుండి తిరిగి ఆయనకు జ్వరం ప్రారంభమయింది.

డాక్టరు సిన్హాకు కలకత్తా, బొంబాయి, లక్నో, పాట్నాలలోని ప్రముఖులైన డాక్టర్లందరూ చికిత్స చేశారు.

13 రోజులవరకు రాష్ట్రమంతటా విచారం ప్రకటిస్తూ రాష్ట్రప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

రేపు జరుగవలసి వున్న బీహార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం నేడు నిరవధికంగా వాయిదావేశారు.

పాట్నాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు క్రిందనే పెట్టు సంస్థలు కూడా నేడు డాక్టర్ సిన్హాపట్ల గౌరవసూచకంగా మూసివేయబడినవి.

బీహారు ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ కృష్ణసిన్హా మరణానికి దురపిల్లుతూ ప్రజాసోషలిస్టు పార్టీనాయకుడు డాక్టర్ ప్రఫుల్లచంద్రఘోష్ ఇట్లా ప్రకటించారు:

"మనదేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్యానంతరం దేశ పునర్నిర్మాణంకోసం డాక్టర్ శ్రీకృష్ణసిన్హా సాటిలేని త్యాగాలు చేశారు. ఆయన కావించిన సేవ నిరుపమానమయింది. నాకు ఆయనతో ఎన్నో సంవత్సరాలనుండి అత్యంత సన్నిహిత సంబంధం వుండేది. నేను ఆయన్ను గత ఆగస్టు నెలలో పాట్నాలో కలుసుకున్నప్పుడు ఆయన నాతో అరమరిక లేకుండా అన్ని విషయాలను హృదయం విప్పి చర్చించారు. ఆయన మరణానికి నేనెంతో విచారిస్తున్నాను. ఆయన కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని అందజేస్తున్నాను."

రాష్ట్రపతి సంతాపం

ఢిల్లీ, జనవరి 31:—

బీహార్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ కృష్ణసిన్హా మరణానికి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ విచారాన్ని తెలియజేశారు. ఈ విషాదవార్తవిని తాలా బాధపడ్డానని శ్రీ సిన్హా కుమారులకు ఒక తంతి ద్వారా రాష్ట్రపతి తెలియజేశారు.

మరొక తంతిని బీహార్ గవర్నర్‌కు పంపుతూ "శ్రీ సిన్హా మరణం మీ ప్రభుత్వానికి దెబ్బ. ఆతనిలేని లోటుని భర్తీ చేయడం దుర్లభం. ఆతని సేవలు విస్మరించేయం కాగలవు" అని పేర్కొన్నారు.

శ్రీ స్పాక్ రాజీనామా

పారిస్, జనవరి 31:—

ఉత్తర అట్లాంటిక్ సంధి రాజ్యాల సంస్థకు కార్యదర్శిగా ఉన్న శ్రీ యం. పాల్ హెన్రీస్పాక్, తన పదవికి రాజీనామానిచ్చి బెల్జియం రాజకీయాలలో తిరిగి ప్రవేశించగలరని సంస్థకు తెలిపినట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెలియవస్తున్నది.

1957 మే నుంచి శ్రీ స్పాక్ ఈ సంస్థకు సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.

కేంద్ర గిడ్డంగులకార్పొరేషన్

సలహా సంఘాలు ఏర్పాటు చేయ దానికి నిర్ణయం

న్యూఢిల్లీ, జనవరి 31:—

ఖాతాదార్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంకోసం తన క్రింద ఉన్న గిడ్డంగులన్నిటిలో కూ సలహా సంఘాలు నెలకొల్పడానికి కేంద్ర గిడ్డంగుల కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ సలహా సంఘాలలో వ్యవసాయదారులు, ప్రభుత్వోద్యోగులు మార్కెట్ కమిటీల ప్రతినిధులు, సహకార సంస్థల బ్యాంకుల ప్రతినిధులు సభ్యులుగా ఉండగలరని కార్పొరేషన్ అందజేసిన ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలుస్తున్నది.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, జనవరి 31:—

నేటి ఓపెనింగ్	32.18
నేటి క్లోజింగ్	32.16

ప్రెసిడెంట్ కెన్నెడీకి కంబోడియా ప్రధాని సూచన

లావోస్‌ను 'తటస్థీకరణ' జరిపించాలని సూచన

వాషింగ్టన్, జనవరి 30:—

లావోస్ 'తటస్థీకరణ'వల్ల అక్కడ పరిస్థితి చక్కబడవచ్చును కనుక, ఆ విధంగా చెయ్యవల సిందని కంబోడియాప్రధాని ప్రిన్స్ నరోత్తం సిహనౌక్ ప్రెసిడెంట్ జాన్‌కెన్నెడీకి నేడు సూచించారు.

లావోస్ సమస్యపై అంతర్జాతీయ సమావేశం జరిపించటం వల్లనే లావోస్ సమైక్యతను కాపాడగల సర్వజనామోదయోగ్యమైన పరిష్కారం లభించగలదని కూడా ఆయన అన్నారు.

బ్రిటిషురాణి ఎలిజబెత్, ఆమెభర్త ఎడింబరో ప్రభువు జనవరి 27 వ తేదీన న్యూఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద రిపబ్లిక్ దినోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైనారు. వారితో ప్రధాని శ్రీ నెహ్రూ, రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ కార్యక్రమాన్ని తిలకిస్తున్న దృశ్యం. రాజదంపతుల వెనుక కూర్చున్నవారు నౌకా, వైమానిక, పదాతి దళాల అధికారులు.

మావ్ నాయకత్వానికి చైనాలో తీవ్ర ప్రతిఘటన

:x:

'కరువులు, కమ్యూన్లతో' విసుగెత్తిన రైతుల తిరుగుబాటును అణచడానికి ప్రయత్నాలు

(ఆంధ్రప్రభ విలేఖరి)

టోకియో, జనవరి 31:—

1957 అనంతరం చైనా కమ్యూనిస్టు నాయకుడు మావో—సే—టుంగ్ తన నాయకత్వానికి మునుపెన్నడూ లేనంత తీవ్రప్రతిఘటనను నేడు ఎదుర్కొంటున్నారు.

మూడు సంవత్సరాల క్రిందట 'ప్రజా కమ్యూన్ల' నిర్మాణం అనంతరం, పార్టీ క్రింది స్థాయిలో స్తబ్దత, ఉన్నతస్థాయిలో నిరంకుశత్వం, అవినీతి ప్రబలడంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతున్నది.

1957 లో పరస్పర విరుద్ధ భావాలు గలవారు తమ అభిప్రాయ ప్రకటనకు 'స్వేచ్ఛ' నివ్వాలనే తలంపుతో 'నూరు పుష్పాలు వికసించాలి' అనే నినాదాన్ని మావో—సే—టుంగ్ తొలిసారిగా ఇచ్చాడు. దీనితో రాజకీయరంగంలో తన నాయకత్వానికి ప్రతిఘటన ప్రత్యక్షంగా కనపడింది.

ఆతరువాత చైనాలోని రైతులను అందరిని కమ్యూన్లలో చేర్చడం జరిగింది. కమ్యూన్లలోని సాముదాయక జీవిత విధానం గిట్టని రైతులు నేడు కమ్యూనిస్టుపార్టీని వ్యతిరేకిస్తారు. 1957 తరువాతమావో—సే—టుంగ్ తననాయకత్వానికి ఎన్నడూలేని ప్రతిఘటనను ఈసారి ఎదుర్కొనవలసి వచ్చింది.

గత మూడు సంవత్సరాలుగా వరుసగా వర్షాలు లేకపోవడంవల్ల దేశమంతటా కరువు పరిస్థితులు ఏర్పడి పరిస్థితులు విషమించేటట్లు చేశాయి. దీనితో కమ్యూన్లలోని ప్రజల పరిస్థితులు మరింత దుర్భర మయ్యాయి.

పరిస్థితులు యిలా ఉన్నప్పటికీ కమ్యూన్ల విధానాన్ని చైనా విడనాడదలచుకోలేదు. ఇప్పటికీ చైనా రాజకీయ వ్యవస్థలో 'కమ్యూన్ల విధానం' ప్రాతిపదిక అనడంలో సందేహంలేదు. కాని 1957 కంటె ప్రస్తుతం చైనా వైఖరిలో కొద్దిగా మార్పువచ్చింది. కాని మొత్తంమీద మార్పు ఏమీ లేదు.

చైనా నడిగడ్డ మీదనుండి సర్వసార్వభౌమ పట్టి చూడగా చైనీస్ కమ్యూనిస్టు తాత్కాలికంగా ఎత్తుగడలనిమిత్తం కమ్యూన్లవిధానంలో కొంత పట్టువిడుపు ప్రదర్శిస్తున్నారని, బహుశా ఈ విధానం ఒకటి రెండు సంవత్సరాలవరకు మాత్రమే కొనసాగగలదని పరిశీలకులు భావిస్తున్నారు. ఆతరువాత ఎప్పటిలాగే 'కఠినతర' కమ్యూనిస్టు వ్యవస్థ నిర్మాణంకోసం తీవ్రతరయత్నాలను చైనా ప్రభుత్వం సాగించగలదని వీరు ఊహాగానం చేస్తున్నారు.

మూడు ప్రధానచర్యలు

ఈ తోగా 65 కోట్ల చైనా ప్రజలకు తిరుగులేని నాయకుడుగా తన నాయకత్వాన్ని కొనసాగించడానికి మావో—సే—టుంగ్ మూడు ప్రధాన చర్యలను తీసికొన్నారు. దేశమంతటా కరువు పరిస్థితులు ఏర్పడి పెకింగు నగరంపై ప్రజలు పెద్దఎత్తున దాడిచేసే ప్రమాదం కలదని తెలిసిన తరువాత, మొత్తం దేశాన్ని అంతటిని ఇప్పటి కంటె సమర్థవంతంగాగుప్పిటిలో పెట్టుకోడానికి చైనాను ఆరురాష్ట్రాలుగా మావో—సే—టుంగ్ విభజించారు. చైనా రైతులపై కమ్యూన్ల ద్వారా మరింత ఎక్కువ అధికారాన్ని చెలాయించడానికి ఈ చర్య తీసికొన్నారు.

ఈ ఆరు రాష్ట్రాలు కూడా కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ ఆధిపత్యంలో ఉంటాయి. 1949 లో అధికారంలోకి వచ్చిన అనంతరం కమ్యూనిస్టులు ఆరు ప్రాంతాలకు ఆరు సైనిక పరిపాలనా సమితులను ఏర్పాటు చేశారు. 1954 లో ఈ సైనిక ప్రభుత్వాన్ని రద్దుచేశారు. కాని మరల ఇదేపద్ధతిని అనుసరించడానికి చైనా కమ్యూనిస్టులు నిర్ణయించినటు, గతవారం వెలువడిన ప్రకటనవల్ల తెలుస్తున్నది.

కరువు పరిస్థితులవల్ల దుర్భర జీవితానికి రోసి రైతులు తిరుగుబాటు చేస్తున్న కమ్యూన్ల ప్రాంతాలలోకి సైన్యాన్ని మావో—సే—టుంగ్‌పంపారు. సైన్యాన్ని గ్రామసీమలలో పంపడానికి కారణం ఆంతరంగిక శాంతిభద్రతల రక్షణ నిమిత్తమేనని తెలుస్తున్నది.

చైనా వ్యవసాయమంత్రి లియావోలి—ఎన్‌సు కమ్యూన్ల విధానానికి ప్రధాన వ్యక్తిగా పెకింగు ప్రభుత్వం ప్రజలదృష్టికి తీసికొనివచ్చింది. 1955—56 లో లియావోలి—ఎన్ చైనా అంతటా సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేయడానికి తీవ్రకృషి చేశాడు. "చైనా వ్యవసాయాభివృద్ధికి జాతీయ కార్యక్రమం" అనే 64 పేజీల పరిశోధనా వ్యాసాన్ని లియావోలి—ఎన్ 1956—57 లో వ్రాశారు. ఈ వ్యాసాన్ని క్రిందటినెలలో ప్రకటించారు.

ఆహారోత్పత్తిని ఎక్కువ చేయడానికి వెంటనే 1961లో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. కరువు పరిస్థితులవల్ల ఏర్పడిన పరిస్థితి నుండి బయటపడడానికై ఇప్పుడు అమలులో ఉన్న పంటపర్ల ప్రణాళికను త్రోసిరాజని ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నారు.

ప్రజలలో అసంతృప్తిని చెలరేగకుండా చేయడానికై కమ్యూన్లకు లోబడిన సంస్థలు ఈ కొత్త పథకాన్ని అమలు జరపడానికి చైనా ప్రభుత్వం అనుమతి యిచ్చింది. 1958 ముందు అమలులో ఉంది. సహకార వ్యవసాయ సంఘాలు, ఉత్పత్తి సంఘాలు ఇవి కమ్యూన్లకు అనుబంధంగాఉన్న సంస్థలు. కొత్త పథకాన్ని అమలు జరపడానికి ఈ సంస్థలకే స్వేచ్ఛను యిచ్చారు. కాని ఈ సంఘాలకు కొంతస్వేచ్ఛను యిచ్చినంతమాత్రాన పరిస్థితులలో మార్పు ఉండదు.

మావో—సే—టుంగ్ అధికారంలో ఉన్నంత కాలం కమ్యూన్ల విధానం అమలులో ఉంటుంది. ఒకవేళ కమ్యూన్ల విధానం రద్దయితే మావో—సే—టుంగ్ తిరుగులేని నాయకత్వం కూలద్రోయబడినట్లే కాగలదు.

సౌవన్నఫౌమా ప్రభుత్వాన్ని గుర్తించని శాంతి చర్చలు

—పథెట్‌లావో నాయకుని తిరస్కృతి

టోకియో, జనవరి 31—

పదభ్రష్టుడైన సౌవన్నఫౌమా ప్రభుత్వాన్ని గుర్తించని ఏ శాంతి ప్రతిపాదనలకైనా తాను అంగీకరించబోనని లావోస్‌లోని నియోహక్సత్ (కమ్యూనిస్టు) పార్టీ నాయకుడు ప్రిన్స్ సౌఫనోవాంగ్ నేడు పేర్కొన్నారు.

ఒక చెక్ పత్రికా ప్రతినిధితో జరిపిన ఇంటర్వ్యూలో, ఏ శాంతి 'రాయబారమైనా' మాజీ ప్రధాని, ప్రిన్స్ ఫౌమాతోనే జరగాలని శ్రీ సౌఫనోవాంగ్ అన్నారు.

రెండు పార్టీలను విడదీస్తే రాజుతో మాత్రమే వ్యవహరించగల అంతర్జాతీయ పర్యవేక్షక సంఘ పునరుద్ధరణ ప్రతిపాదన ఇంపీరియలిస్టు పన్నాగం కాగలదని ఆయన అన్నారు.

లావోస్‌లో అమెరికన్, థాయ్ దక్షిణ వియత్నామ్, కోమింటాంగ్ చైనీస్ సైనికోద్యోగులు లావోస్ ఆక్రమణలో చురుకుగా పాల్గొంటున్నారని ఆరోపణలను ప్రిన్స్ సౌఫనోవాంగ్ పునరుద్ఘాటించారని కూడా న్యూ చైనా న్యూస్ ఏజన్సీ అన్నది.

18 మంది బాలబాలికల మృతి

ఎలిజబెత్‌విల్లీ, జనవరి 30:—

ఆల్బర్ట్‌విల్లీకి ఈశాన్యంగా గత వారాంతాన జరిగిన సంఘర్షణలో 18 మంది బాలబాలికలు మరణించారని కటాంగా ప్రభుత్వం నేడు ప్రకటించింది.

చల్లపల్లిలో ఆటో - టెలిఫోన్

చల్లపల్లి, జనవరి 31:—

ఆటో—టెలిఫోన్ ఎక్స్చేంజికి నేడు ఇక్కడ శ్రీ వై. శివరామప్రసాద్ ప్రారంభోత్సవం చేశారు. సభకు టెలిఫోన్స్ డివిజనల్ ఇంజనీర్ శ్రీ ఏ. వి. రాయుడు అధ్యక్షత వహించారు.

కృష్ణాజిల్లా పి.డబ్ల్యూ.డి లస్కర్ల సమావేశం

కంకిపాడు, జనవరి 28:—

కృష్ణా జిల్లా పి. డబ్ల్యు. డి. వర్క్‌చార్జ్‌డ్ అసోసియేషన్ సమావేశం శానన సభ్యులు శ్రీ కాకాని వెంకటరత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అన్ని ప్రాంతాలనుండి ప్రతినిధులు వందకు పైగా హాజరైనారు. శ్రీ కాకాని వెంకటరత్నంగారు లస్కర్లకు వేతన సంఘం ఎటువంటి సిఫార్సులు చేయలేదన్నారు. ముఖ్యంగా తెలంగాణా (ప్రాంతపు లస్కర్లను పునర్వ్యవస్థీకరించి అత్యధికసంఖ్యాకులు వున్న ఆంధ్ర ప్రాంతపు లస్కర్లను విస్మరించుటను శోచనీయమని ఆయన అన్నారు. అంతేకాదు, ప్రభుత్వం నిర్ణయించిన కనీసవేతనాలకంటె లస్కర్లకు తక్కువ జీతాలు యివ్వటవలన దాదాపు మూడువేలమంది లస్కర్లు నానాబాధలకు గురిఅగుచున్నారనీ, ఈ ముఖ్య సమస్యల పరిష్కారానికి లస్కర్లంతా ఐక్యంగా పనిచేయుటవల్లనే ఈ అసోసియేషన్‌ను బలీయముచేసిన కొనవలసిన ఆవశ్యకత ఎంతైనా వున్నదని హెచ్చరించారు.

తదుపరి ప్రదేశ్ సంఘ కార్యదర్శి షేక్ మస్తాన్ సాహెబ్ యిప్పటివరకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. భువనేశ్వరం సర్కిల్ ప్రతినిధి శ్రీ ఆదినారాయణరావు తీర్మానాలు ప్రవేశపెట్టారు.

సంఘ నిర్మాతలు వ్యవస్థాపకులు, సంస్కరణా సమావేశం రెండు నిముషాలు మౌనం వహించారు.

ఫిబ్రవరి రెండవ వారంలో శ్రీ కాకాని వెంకటరత్నం యం. యల్. ఏ. గారి నాయకత్వాన ప్రభుత్వం వద్దకు రాయబారం వెళ్ళవలెనని తీర్మానించారు. ఆంధ్ర ప్రదేశ్ అంతటావున్న లస్కర్లను సమీకరించి ఏకగ్రీవంగా ఏకైకంగా నిర్ణయించారు.

బొంబాయి, జనవరి 31:—

దగా, మోసం, ధనదుర్వినియోగం ఇత్యాది నేరాల క్రింద బొంబాయిలోని ఆసఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగు డైరక్టర్ శ్రీ అరవింద చందూలాల్ మెహతాకు, కంపెనీతాలూకు మరి ఆరుగురు అధికార్లకు బొంబాయి ప్రెసిడెన్సీకోర్టు న్యాయమూర్తి శ్రీ వి.డి. తుల్జాపూర్కర్ నేడు మూడేళ్ళ నుంచి రెండేళ్ళ జైలుశిక్ష విధించారు. ముద్దాయిలలో ముగ్గురికి ఒక్కొక్కరికి 5వేల రూపాయలు జరిమానా విధించారు.

అడ్మిరల్ స్మిత్ రాక

(1 వ పేజీ తరువాయి)

నాయకుడు కెప్టెన్ గాల్వావో అడ్మిరల్ స్మిత్‌కు తన అభిప్రాయం తెలియజేశాడట. ఉభయులమధ్య జరిగిన సంభాషణల సారాంశాన్ని తెలియజేస్తూ అమెరికా అట్లాంటిక్ నౌకాదళ కేంద్ర కార్యాలయానికి పంపిన రిపోర్టులో అడ్మిరల్ స్మిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు.

సంభాషణలు మధ్యాహ్నం 2—30 గంటలవరకు కొనసాగాయి. బహుశా ఇంకా మరికొన్ని గంటలు కొనసాగవచ్చునని ఇక్కడికి నౌకాకేంద్ర కార్యాలయం అధికారులు ప్రకటించారు. అడ్మిరల్ స్మిత్ పంపిన రిపోర్టు రెసిఫేరేపునుంచి అతడు ఎక్కివెళ్ళిన 'గియరింగ్' డిస్ట్రాయర్ నౌకనుంచి నార్‌ఫోక్ నౌకాకేంద్రానికి ప్రసారం చేయబడిందట.

అడ్మిరల్ స్మిత్ శాంటా మేరియా నౌకలోని ప్రయాణీకులను కూడా కలిసికొని వారి క్షేమ సమాచారాలు కనుక్కొన్నారు. శాంటా మేరియా నౌకను కెప్టెన్ గాల్వావో వశపర్చుకొని ఇప్పటికి వారం రోజులయింది.

శాంటా మేరియా, 'గియరింగు' నౌకలు రెసిఫీ ఓడరేవుకు 35 మైళ్లదూరంలో సముద్రమధ్యలో నిలిచి ఉన్నాయి.

జనరల్ డెల్గాడో ప్రకటన

రియోడిజెనీరో, జనవరి 31:—

ప్రయాణీకులను రెసిఫీ ఓడరేవువద్ద దించివేసిన పిదప శాంటామేరియా నౌక రియోడిజెనీరోవైపు ప్రయాణంసాగిస్తుందని పోర్చుగల్ ప్రతిపక్ష నాయకుడు జనరల్ హంబర్టోడెల్గాడో నేడు ఇక్కడ అన్నారు.

లావోస్‌కు భారత ప్రతినిధి

న్యూఢిల్లీ, జనవరి 31:—

1954లో జెనీవాసమావేశానికి అధ్యక్షత వహించిన రష్యా, బ్రిటన్‌దేశాలు రెండూ కలిసి విజ్ఞప్తి చేసే పక్షంలో ప్రస్తుతం సంక్షుభితమై ఉన్న లావోస్‌లో పరిస్థితుల పరిశీలన నిమిత్తం ఒక ప్రత్యేక ప్రతినిధి పంపాలన్న ప్రతిపాదనను సానుభూతితో భారతప్రభుత్వం పరిశీలించగలదని తెలుస్తున్నది.

లావోస్ అంతర్జాతీయ పర్యవేక్షణసంఘం పునరుద్ధరణ జరగాలన్న ప్రతిపాదనకు కెనడా వ్యతిరేకిస్తున్నది. అందుచేతనే ఈ పర్యవేక్షణ సంఘం పునరుద్ధరణ దాదాపు అసాధ్యమై పోయింది. లావోస్‌లో తటస్థప్రభుత్వ స్థాపనపట్ల కెన్నెడీ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నందున పరిస్థితి కొంతవరకు ఆశాజనకంగా ఉంది.

(అం. ప.)

బ్రిటిష్‌రాణి కిచ్చిన స్వాగతంలోని రహస్య మేమిటి?

(మన విలేఖరి)

బొంబాయి, జనవరి 30:—

నిన్న మొన్నటివరకు భారత స్వాతంత్ర్య పోరాటాన్ని దారుణంగా అణచివేసిన బ్రిటిష్‌దేశపు రాణికి నేడు భారతదేశం హృదయపూర్వకంగా యింత ఘనస్వాగతం ఎలా ఇయ్యగలుగుతున్నది? దీనిలో రహస్య మేమిటి?

కేంద్రమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డి నేడిక్కడ ఈ రహస్యం చెప్పివేశారు. గాంధీజీ బోధించిన ప్రేమ, సహనం, ద్వేషవిసర్జన, దేశంలో ప్రేమభావనను పాదుకొల్పటమే ఆ రహస్యం అని ఆయన అన్నారు.

పోర్చుగీస్, స్పానిష్ ప్రజల విముక్తి

:x:

సాధనకు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడినట్లు జనరల్ హంబర్టో డెల్గాడో ప్రకటన

:x:

అమెరికన్ నౌకాదళాధికారిని కలుసుకొనడానికి "శాంటామేరియా" నౌకాధిపతి హెన్రిక్ గాల్వావో సమ్మతి

రియోడిజెనీరో, జనవరి 31:—

పోర్చుగల్, స్పెయిన్ దేశాల విముక్తికై 'యునైటెడ్ పోర్చుగీస్ స్పానిష్ ఫ్రంట్‌ను' ఏర్పాటుచేసే ఒప్పందంపైన తను సంతకం చేశానని "శాంటామేరియా" నౌకను పట్టుకొనడానికి మూలకారకుడైన జనరల్ హంబర్టో డెల్గాడో నేడు అన్నట్లు తెలుస్తున్నది.

ఇది ఇలా వుండగా, "శాంటామేరియా" నౌకకు నాయకత్వం వహిస్తున్న పోర్చుగీస్ తిరుగుబాటునాయకుడైన హెన్రిక్ గాల్వావో అమెరికా కరిబియన్ సరిహద్దు నౌకాదళాధికారి అడ్మిరల్ అలెన్ స్మిత్‌ను "శాంటామేరియా" నౌకపైన కలుసుకొనడానికి సమ్మతించారు.

జనరల్ హంబర్టోడెల్గాడో ఇవాళ డయారో డా నోయ్ టెపత్రికావిలేఖరితో ఇంటర్వ్యూలో పాల్గొంటూ, ఎయిర్ మార్షల్ ఎమిలియో హెర్రెరాతో తాను ఒప్పందంపైన సంతకం చేశానని తెలియజేశారు.

ఎయిర్ మార్షల్ ఎమిలియో హెర్రెరా "ప్రవాసంలోఉన్న" స్పానిష్ ప్రభుత్వపు ప్రెసిడెంట్ అని ఆయన పర్కొన్నారు.

"అల్టిమా హోరా" అనే పత్రిక ఇవాళ ప్రకటించింది.

డెల్గాడో బసచేస్తున్న హోటలులో ఈ యువకుని పట్టుకున్నట్లు కూడా ఈ వార్తాపత్రిక ప్రకటించింది. డెల్గాడోను హత్య చేయవలసిందని పోర్చుగీసు రాజకీయ పోలీసుశాఖ నుండి తనకు ఉత్తర్వు వచ్చినట్లు ఆ యువకుడు తెలియచేశాడనికూడా ఈ పత్రిక వ్రాసింది.

"శాంటామేరియా"ను పట్టుకునే విషయ

(మిగతా 4 వ పేజీలో)

"నియంతలకు వ్యతిరేకంగా పోరాటంలో సాయపడండి"

"రి మాండీ" అనే ప్రముఖ ఫెంచి పత్రికకు హెన్రిక్ గాల్వావో ఒక సందేశం పంపిస్తూ, "నియంతలకు" వ్యతిరేకంగా పోరాటంలో సాయపడవలసిందని కోరారు.

స్వాతంత్ర్యానికి పోరాడుతున్నవారు, నియంతలపైన నైతికమయిన ఆంక్షలు విధించవలసిందని ప్రజాస్వామ్య దేశాలను కోరుతున్నారనికూడా ఆ సందేశంలో ఉన్నది.

"శాంటామేరియా"లో రానున్న ప్రయాణీకులు మామూలు పద్ధతిలో తమ జీవితాన్ని తాము వెళ్ళబుచ్చుతున్నారని గాల్వావో తెలియజేశారు.

(ప్రధాని) సాలజార్ పోలీసులు "శాంటామేరియా" ప్రయాణీకుల బంధువులను, మిత్రులను నౌకా సిబ్బందిలో కొందరి బంధువులను మిత్రులను చిత్రహింస పెడుతున్నారు. అనుమతింపబడిన తంతివార్తలలో వందల కొద్దీ తంతివార్తలను వారికి అందజేయటం లేదు.

పోర్చుగీస్ ప్రతిపక్ష ప్రముఖుల విజ్ఞప్తి

"శాంటామేరియా" ఉదంతం పోర్చుగల్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పద్ధతులను తిరిగి ప్రవేశ పెట్టవలసిన అవసరాన్ని నొక్కిచెపుతున్నదని పోర్చుగీస్ ప్రతిపక్ష ప్రముఖులు 39 మంది ప్రెసిడెంట్ అమెరికోటోమస్‌కు విజ్ఞప్తి చేశారు.

వీరిలో చాలామంది న్యాయవాదులు, రచయితలు. వీరు గత శుక్రవారంనాడు ప్రెసిడెంట్‌ను కలుసుకుని, ఈ విజ్ఞప్తిని అందజేసినట్లు తెలుస్తున్నది.

అందులో ఇలా వున్నది:

శాంటామేరియాను పట్టుకొనటం మన రాజకీయ జీవితపు విషాదకర పరిస్థితులను తెలియచేస్తున్నది.

డెల్గాడోపై హత్యాయత్నం

జెనరల్ హంబర్టో డెల్గాడోను హత్య చేయడానికి ప్రయత్నించిన పోర్చుగీసు యువకుణ్ని ఒకనిని బ్రెజిలియన్ పోలీసులు అరెస్టు చేసినట్లు

తాజా వార్తలు

పాట్నా, జనవరి 31.—

బీహారు ముఖ్యమంత్రి డా. శ్రీకృష్ణసిన్హా భౌతిక కాయానికి నేటి సాయంత్రం రాజలాంఛనాలతో జరుపబడిన అంత్య క్రియలకు దాదాపు పదిలక్షలమంది హాజరయినారు.

ఆయనభౌతిక కాయానికి దహన సంస్కారాలు పవిత్ర పాట్నాలో గంగానదీ తీరాన బన్స్‌ఘాట్‌వద్ద జరుపబడ్డాయి. ఆయన జ్యేష్ఠకుమారుడు శ్రీ శివశంకర్ సిన్హా అంత్య క్రియలు జరిపారు.

స్వర్గీయ బీహారు ముఖ్యమంత్రి శ్రీ కృష్ణసిన్హా భౌతికకాయాన్ని ఆయన స్వగృహంనుంచి గంగానదీతీరానికి వెళ్ళిన సందర్భంలో జరుపబడిన వూరేగింపులో బీహారు గవర్నరు డా. జకీర్ హుసేన్ ఉత్తర ప్రదేశ్ గవర్నరు డా. బి. రామకృష్ణారావు పంజాబు మాజీ గవర్నర్ శ్రీ సి. పి. యన్. సింగు పాట్నా హైకోర్టు ప్రధానన్యాయమూర్తి తదితర న్యాయమూర్తులు రాష్ట్ర మంత్రులు తదితరప్రముఖులు కూడా నడిచి వెళ్ళారు.

డా.సిన్హా భౌతికకాయం చితిపై పుంచబడిన తరువాత భారత అధ్యక్షుడు, ప్రధానమంత్రి, భారత హోంమంత్రి, బీహార్, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు, దర్భాంగ మహారాజా, శాంతిప్రసాద్‌జైన్ తాతా, బిర్లాల సంస్థల తరుపున పూలమాలలు, పుష్పాలు వుంచబడ్డాయి.

న్యూఢిల్లీ, జనవరి 31:—

న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయోద్యోగి శ్రీ జార్జి మెకార్థీ నేటి మధ్యాహ్నం రాయబార కార్యాలయంలో స్వయంగా తుపాకితో కాల్చుకుని మరణించాడు. ఆయన వయస్సు 33. ఆయనకు భార్య, మూడు సంవత్సరాల వయస్సుగల కుమారుడు 18 నెలల కుమార్తె వున్నారు.

రాయబార కార్యాలయోద్యోగులు ఈసంఘటనకు కారణమేమీ చెప్పలేకుండా వున్నారు. 1959 ఏప్రిల్‌నుండి మెకార్థీ భారత దేశంలో వుంటున్నాడు. శ్రీ మెకార్థీ భౌతిక కాయం నేటిరాత్రి అమెరికాకు విమానంలో కొనిపోబడుతున్నది.

లక్నో, జనవరి 31:—

శ్రీమతి ఎలెన్‌రాయ్ హత్య కేసు సందర్భంలో పోలీసులు నేడిక్కడ ఒక యువకుణ్ణి అరెస్టు చేశారు. శ్రీ ఎలెన్‌రాయ్ హత్య రాజకీయ కారణాలతో సంబంధం ఉన్నది కాదని పోలీసు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అరెస్టుచేయబడిన యువకుడు ఇచ్చిన ఆచూకీననుసరించి పోలీసులు శ్రీమతి ఎలెన్‌రాయ్ గృహంలో దొంగిలించబడిన కొన్నివస్తువులను తిరిగి కనుక్కొనగలిగారు.

వాషింగ్టన్, జనవరి 31:—

కేప్ కెనవరల్ స్థావరంనుంచి అమెరికా రోదసిలోకి ప్రయోగించిన 'రెడ్‌స్టోన్' మిసైల్ 420 మైళ్ళు ప్రయాణం చేసి తిరిగి నిర్ణీత స్థలం చేరుకున్నది. అమెరికా ఈమిసైల్‌తో ఒక చింపాజీని ఉంచింది.

భిలాయ్, జనవరి 31:—

ద్వితీయ ప్రణాళిక పూర్తికాక ముందే, వెనుక నిర్ణయించుకొన్న ప్రకారం భిలాయ్ ఉక్కు కర్మాగారం పూర్తి కాగలదు. తృతీయ ప్రణాళిక తొలి సంవత్సరంలోనే భిలాయ్ కేంద్రంలో 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి కాగలదు.

ఫిబ్రవరి 2న తేదీన మధ్యాంతర ఆయిల్మిల్లుకు మధ్య ప్రదేశ్ గవర్నర్ పటాస్కర్ ప్రారంభోత్సవం చేయడంతో భిలాయ్ కర్మాగార నిర్మాణం పూర్తి కాగలదు.

మిత్రరాజ్య సమితి, జనవరి 31:—

అంతర్యుద్ధంతో సతమతమవుతున్న లావోస్‌కు మరొక ప్రత్యేక ప్రతినిధిని పంపడానికి మిత్రరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి హమర్‌షెల్డ్ నిశ్చయించారని నేడు అధికారరీత్యా ప్రకటించారు.

లియోపాల్డ్‌విల్లీ, జనవరి 31—

కాంగోలోని ఈక్వెటార్, ఓరియంటల్ రాష్ట్రాలమధ్య నిస్సైనిక మండలాన్ని ఏర్పాటు చేయడానికి సమితి సన్నాహాలు చేస్తున్నట్లు జనరల్ రిఖీ తెలుపుతున్నారు.

న్యూయార్కు, జనవరి 31:—

కాంగోసమస్యను పరిష్కరించడానికి సమావేశమౌతున్న భద్రతా సంఘంలో భారత ప్రతినిధిగా శ్రీ సి. యస్. రిఝా పాల్గొనగలరని ప్రధాని శ్రీ నెహ్రూ ఒక టెలిగ్రాముద్వారా సెక్రెటరీ జనరల్ హమర్‌షెల్డ్‌కు తెలియ జేశారు.

ఆంధ్రలో మొట్టమొదటిది

విశాఖ ఫ్లోర్ మిల్స్

విశాఖపట్నం

నాగలి బ్రాండ్ (ట్రేడ్‌మార్కు)

మైదా, గోధుమనూక (రవ్వ), ఆటా, గోధుమపొట్టు వగైరా

తయారుచేయువారు

మీకు కావలసిన సరకులకు వ్రాయండి.

ఆఫీసు: 31-33-A15, DABA GARDENS, Post Box No. 74, Visakhapatnam-4. Phone: 749.

మిల్స్: NAKKAVANIPALEM, Visakhapatnam-4. Phone: 372.

GRAMS: "FLOURMILLS"

VARIETY'S

గరీబ్

అభ్యుదయానికి గొడ్డలిపెట్టు



మనం ప్రజలను సంఘటితపరచాలి. అప్పుడు మనం ప్రభుత్వ సహాయాన్ని కోరవచ్చును

నీవు చెప్పింది నిజమే-మన ఇరుగు పొరుగు వారితో ముందు ప్రారంభిద్దాము

మనమంతా సమైక్యంగా మన సంఘాభ్యుదయానికి కృషిచేయాలి

మీరు చెప్పింది బాగానేవుంది; కాని మీ కులం ఏమిటి?



కాల హారిణి

తరిణాను కాం లకులేక బరువు వోస్తుండుకు. ప్రసిద్ధిగాంచిన దివ్యౌషధము పైన్యారి ఎన్ని సంవత్సరములు నుంచి యున్ననూ, యెంత సోడావున్ను చేసింటి యున్నను, ఏ వయస్సులో యున్ననూ బాగుచేయబడును. ఆపరేషన్ అవసరము లేదు.
15 రోజుల మందునకీదు రు. 20/— ముందుగా రు. 5/— అడ్వాన్సు పంపాలి.
హెడ్ ఆఫీసు : నెల్లూరు.
ఆయుర్వేద వైద్యశాల,
177 గోవిందప్పనాయకన్ వీధి, మద్రాసు-1

క్రీడాలోకం:

హైదరాబాద్‌లో పోలీసు క్రీడోత్సవాలు

వాలీబాల్ పోటీలలో ఆంధ్ర, పంజాబ్ జట్టు ఫైనల్సుకు రాక

హైద్రాబాద్, జనవరి 31:—
నేటి ఉదయం ఇక్కడ గోషామహల్ పోలీస్ స్టేడియమ్‌లో అఖిల భారత పోలీస్ క్రీడోత్సవాలు ప్రారంభమైనవి. పంజాబ్ పోలీసులు అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి తొలి రోజునే వరుసగా అనేక విజయాలు సాధించారు.

ఉదయంపూట జరిగిన వాలీబాల్ పోటీలలో రాజస్థాన్ జట్టును వారు వరుసగా మూడు ఆటలలో ఓడించి ఫైనల్సు చేరుకొన్నారు. సాయంత్రం హాకీ పోటీలలో మద్రాస్ జట్టును 5—1 గోలులతో ఓడించి అందులో కూడా ఫైనల్సు చేరుకొన్నారు.

హాకీ పోటీలు బేగంపేట పోలీసు గ్రౌండ్స్‌లో జరిగాయి. మరొక సెమీఫైనల్స్ పోటీలో మధ్యప్రదేశ్ జట్టుకు, పశ్చిమ బెంగాల్ జట్టుకు సమానంగా ఒక్కొక్కరికి 2 గోలులు లభించాయి.

వాలీబాల్ పోటీలలో పశ్చిమ బెంగాల్ జట్టును ఓడించి ఆంధ్రప్రదేశ్ పోలీసులుకూడా ఫైనల్సుకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ జట్టును వారు వరుసగా మూడు గేములలో ఓడించారు.

హాకీ జట్లలో పంజాబ్‌జట్టును మిగతా అందరికంటె బలవత్తరమైనదిగా పేర్కొనాలి. ఉద్ధమ్‌సింగు, చరణజిత్, దర్శన్, రాజకుమార్ మొదలైన నలుగురు ఒలింపిక్ ఆటగాళ్ళు ఆజట్టులో ఉన్నారు. ఆరంభంలో కొన్ని ఒడిదుడుకుగా ఆడినా, తిరిగి అతిత్వరలోనే కోలుకొని మద్రాస్‌జట్టును వారు తిప్పితిప్పి కొట్టి అవలీలగా ఓడించారు.

నేడు జరిగిన పోటీల ఫలితాలు ఇవి :

హాకీ : పంజాబ్‌జట్టు మద్రాస్ జట్టును ఓడించింది (5—1), మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ జట్లమధ్య పోటీ 'డ్రా' అయింది (2—2.)

వాలీబాల్ : పంజాబ్‌జట్టు రాజస్థాన్‌జట్టును ఓడించింది (15—9, 15—6, 15—6.) ఆంధ్రప్రదేశ్‌జట్టు పశ్చిమబెంగాల్ జట్టు,) ఓడించింది)15—7, 15—7, 15—5.

దగ్గు
దగ్గు
దగ్గు
దగ్గు

దగ్గు అంత దుర్భరమైన బాధ యింకేదీ లేదు. ఎడతెగని దగ్గు మీకు అలసట కలిగించి, నిరుత్సాహవంతులుగా చేయును. రాత్రులందు నిద్రపుండదు. దగ్గుయొక్క మొదటి చిహ్నములు కనపించిన వెంటనే కాస్ఫోను వేసించండి. కాస్ఫో దగ్గు బిళ్ళలు మీ గొంతుకను శమనపరచి, దగ్గును నివారింపజేయును.

మీవద్ద ఎల్లప్పుడు 12 కాస్ఫో దగ్గు బిళ్ళలుగల ట్యూబును వుంచుకొనండి.

కాస్ఫో దగ్గుబిళ్ళలు మీకు శీఘ్రోపశమనము కలిగించును.

కాస్ఫో
దగ్గుకు ఉపశమనమునిచ్చే తియ్యని బిళ్లలు



ఆయుర్వేద్రాశ్రమ్ ఫార్మసి లిమిటెడ్, స్టేషను రోడ్డు, అహ్మద్‌నగర్

AYO 280 TE

స్టాకిస్టులు : శ్రీ దత్తా డ్రగ్‌స్టోర్స్, గాంధీనగర్, విజయవాడ—2, ఫోన్ : (1063)



పెరిలైన్
లావెండర్
బ్రిల్లియంటైన్

PEARLINE-PARIS PRIVATE LTD.
P. O. Box 80, BOMBAY. 1



కాకినాడ తాటినార వర్తకసంఘంవారు ఇటీవల 'ఆంధ్రప్రభ' ఎడిటర్ శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యను సన్మానించినప్పటి చిత్రం. సంఘ అధ్యక్షుడు శ్రీ బచ్చు నారాయణరావు ప్రభృతులు ఇందులో ఉన్నారు



విజయవాడ మాస్టర్ ప్రింటర్లసంఘ నాల్గవ వార్షికోత్సవం జనవరి 26 న జరిగినప్పటి చిత్రం

పోర్చుగల్, స్పెయిన్‌ల విముక్తి

(3 వ పేజీ తరువాయి)

ములో కెప్టెన్ హెనిక్ గాల్వావోకు తోడ్పడిన వారిలో చాలామంది 17, లేక 18 సంవత్సరాలలోపు వయస్సుకల యువకులే నని ఆ నౌకా సిబ్బందిలో ఒకరు తెలియజేశారు.

పాత మిత్రుడు

బ్రెజిల్ ప్రెసిడెంటుగా ఎన్నికయిన శ్రీ జానియో క్వాడ్రోస్, కెప్టెన్ గాల్వావోను తన 'పాత మిత్రు' డని వర్ణించినట్లు రియోడీ జనీరోలోని ఒక వార్తాపత్రిక నిన్నను ప్రకటించింది.

అయితే, ఈ విషయాన్ని ధ్రువపరచడానికి శ్రీ క్వాడ్రోస్ నిరాకరించి యిలా అన్నారు :

"శాంటామేరియా"ను గురించి ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా చెప్పను: ఇప్పుడు నేను చెప్పవలసిం దేమీ లేదు.

పోర్చుగీస్ డెమోక్రాటిక్ పక్షంవారి హర్షం

లండన్, జనవరి 30 :—
సెలజార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటన్‌లో ప్రచారంసాగిస్తున్న పోర్చుగీసు డెమోక్రటిక్ పక్షంవారు బ్రెజిలియన్ రేవులో 'శాంటామేరియా' ఆగినప్పుడు కెప్టెన్ గాల్వావోను బ్రెజిల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయిన సినార్ క్వాడ్రోస్ బలపరచనున్నారనే వార్త విని అమితానందం పొందారు.

'శాంటామేరియా' ఫాసిస్టు వ్యతిరేక పోరాట చిహ్నం

మాస్కో-రేడియో వ్యాఖ్య

మాస్కో, జనవరి 30 :
తిరుగుబాటుదారుల కైవశమయిన "శాంటామేరియా" నౌక "ఫాసిస్టు పరిపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి చిహ్నా" మని మాస్కో రేడియో వ్యాఖ్యాత అనటోల్ బెలోవ్రోవ్ ఇవాళ ప్రకటించారు.

ప్రెసిడెంట్ కెన్నెడీకి విజ్ఞప్తి

"శాంటామేరియా"లో వారిని రక్షించవలసిందని

లిస్బన్, జనవరి 30 :—
"శాంటామేరియా"నౌకలో నిహతుడైన నావిగేషన్‌ఉద్యోగి కుటుంబంవారు ఆనౌకలోని యితర సిబ్బందినీ, ప్రయాణికులనూ రక్షించవలసిందని ప్రెసిడెంట్ కెన్నడీకి విజ్ఞప్తిచేశారు.

గత సోమవారంనాడు నౌకలో తిరుగుబాటు జరిగినప్పుడు తన ఉద్యోగ విధులను నిర్వహిస్తుండగా, నావిగేటర్ డికోస్టా మరణించారు. మానవ సమైక్యతా దర్శాన్ని బలపరుస్తానంటూ, పదవీ స్వీకార సందర్భాన తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చవలసిందని ప్రెసిడెంట్ కెన్నడీని డికోస్టా కుటుంబంవారు కోరారు.

డికోస్టా మృతదేహాన్ని పోర్చుగల్‌కు తిరిగి పంపాలని కూడా వీరు కోరారు. నౌకలో తిరుగుబాటుకు కొద్ది రోజుల క్రిందటనే డికోస్టాభార్యకు ఒక ఆడపిల్ల పుట్టింది.

జాంనగర్ ఆయుర్వేదడిప్లొమా

హైదరాబాద్, జనవరి 30:—
జాంనగర్ పోస్టుగ్రాడ్యుయేట్ శిక్షణ కేంద్రమువారు యిచ్చిన ఆయుర్వేద డిప్లొమాను హైదరాబాదు ఆయుర్వేదబోర్డు ఇండియన్ మెడిసిన్ బోర్డు 'ఏ' క్లాజు ననుసరించి, రిజిస్టరు అయిన అర్హతగా పరిగణిస్తూ ప్రభుత్వం ప్రకటించింది.

రిపబ్లిక్ దినోత్సవంనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ భీమ్‌సేన్ సచార్ శ్రీ అబ్దుస్ సలామ్ [డిప్యూటీ కమీషనర్, ట్రాఫిక్] కు రాష్ట్రపతి పతకాన్ని అలంకరిస్తున్నప్పటి చిత్రం

ఇండియా, చైనా పాకిస్తాన్ వివాదాలు

సంప్రతింపులతో పరిష్కారం కానిపక్షంలో మధ్యవర్తికి వదలాలని జయప్రకాశ్ సూచన

వారణాసి, జనవరి 30:—
భారతదేశానికి చైనాతో, పాకిస్తాన్‌తో గల వివాదాలు సంప్రతింపులద్వారా పరిష్కారం కానిపక్షంలో వాటిని ఇరుపక్షాలు అంగీకరించిన మధ్యవర్తి పరిష్కారానికి పంపి ఆ మధ్యవర్తి నిర్ణయాన్ని ఇరువర్గాలు ఆమోదించాలని సర్వోదయ నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నేడిక్కడ సూచించారు.

సర్వసేవాసంఘ ప్రధాన కార్యాలయంవద్ద ప్రథమ శాంతిసైనిక విద్యాలయాన్ని ప్రారంభిస్తూ, ఇండియా, చైనా, పాకిస్తాన్‌ల మధ్య గల వివాదాలను పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని ఆయన చెప్పారు. ఈ ప్రయత్నాలు ఫలించని పక్షంలో ఈ వివాదాలను ఇరువర్గాలు ఆమోదించిన మధ్యవర్తికి పంపి, ఆ మధ్యవర్తి నిర్ణయాన్ని అందరూ అనుసరించాలని శ్రీ జయప్రకాశ్ సూచించారు.

అంతర్జాతీయ సమస్యలను అహింసద్వారా పరస్పర అవగాహనద్వారా, పరిష్కరించుకునే నిమిత్తం, శాంతిసేనను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటుచేయాలనికూడా ఆయన ఈ సందర్భంలో సూచించారు.

ఈ విద్యాలయంలో శిక్షణ పొందేవారికి వివిధ మతాల బోధనలను చెపుతారు. ఇంత, ప్రథమ చికిత్స, అగ్నిప్రమాదాలను నివారించడం, మొదలైన వాటిలోకూడా వీరికి శిక్షణ యిస్తారు.

వింత శిశు జననం

విజయవాడ, జనవరి 31:—
శ్రీ వంగాలజార్జి భార్యకు నిన్న సాయంకాలం ఇక్కడ అమెరికన్ ఆసుపత్రిలో ఒక ఆడశిశువు జనించింది. రెండు తలకాయలు మూడు కాళ్లు నాలుగు చేతులు ఉన్నాయి. పుట్టిన రెండుగంటల తర్వాత శిశువు మరణించింది. తల్లిపేరు వంగల అన్నేశ్వరమ్మ, భాస్కరరావుపేట.

రాడికల్ హ్యూమనిస్టు సదస్సు

ఫిబ్రవరి 5, 6 తేదీలలో తెనాలిలో ఏర్పాటు

తెనాలి, జనవరి 31:—
ఆంధ్రరాష్ట్ర రాడికల్ హ్యూమనిస్ట్ సదస్సు కన్వీనర్లు శ్రీయుతులు మల్లాది రామమూర్తి, కోగంటి సుబ్రహ్మణ్యం, తాతాదేవకీనందనరావు, మేడసాని తిరుపతి రాయుడు, డా. యస్. శ్రీరాములు, ఆవుల గోపాలకృష్ణమూర్తిగార్లు ఇలా ప్రకటిస్తున్నారు:

శ్రీ యం. యన్. రాయ్ మరణించిన యీ 7 సంవత్సరాల నుండి శ్రీమతి ఎల్లెన్‌రాయ్ నిర్విరామకృషి చేసి రాడికల్ హ్యూమనిస్టు పత్రికను ఇండియన్ రినైజాన్స్ సంస్థనూ రినైజాన్స్ ప్రచురణలను జాగ్రత్తగా నిర్వహిస్తూ వచ్చారు.

ఆమెను డిశంబరు 13 రాత్రి దారుణహత్య చేయటంతో ఆకృషికి తీవ్ర విఘాతం కలిగింది. ఆయా సంస్థల నిర్వహణ ప్రధాన బాధ్యతగా ప్రజలు స్వీకరించ వలసివుంది. అఖిలభారత రాడికల్ హ్యూమనిస్టు సమావేశం జరిపి ఈ విషయమై నిర్ణయించాలి. దానికి ముందుగా కార్యక్రమం రూపొందించేందుకువివిధరాష్ట్రాల్లో సదస్సులు జరగటం అవసరం.

అందుకై ఫిబ్రవరి 5, 6 తేదీలలో తెనాలిలో ఆంధ్రరాష్ట్ర రాడికల్ హ్యూమనిస్టుల అభిమానుల స్నేహితుల సమావేశం జరుగుతుంది.

'సహకార సేద్యం'

శ్రీ మాదలవీరభద్రరావు రచనకు బహుమతి

హైద్రాబాద్, జనవరి30:—
"సహకారసేద్యం"అనుసమస్యపై హైదరాబాద్ సెంట్రల్ కో-ఆపరేటివు యూనియన్‌వారు ఇటీవల పోటీ నిర్వహించడం జరిగింది.అందులో శ్రీ మాదల వీరభద్రరావు తెలుగులో రచించిన "సహకార సేద్యం" అనుపుస్తకమునకు ప్రథమ బహుమతి లభించింది. రచయితకు రు. 200లు బహుమతిఇచ్చారు. బహుమతి ప్రదానం కో-ఆపరేటివు యూనియన్ ఆఫీసులో, తెలంగాణారీజినల్ కమిటీ అధ్యక్షులైన శ్రీ అచ్యుతా రెడ్డిగారిచే జరుపబడింది.

ఆంగ్లంలో శ్రీ నండూరి అంజనేయులుగారు వ్రాసిన "యిండస్ కోస్" అను పుస్తకమునకు కూడా మరొక బహుమతి లభించింది.

డాక్టర్ రాధాకృష్ణన్ ప్రత్యేక రేడియో ప్రసంగం

న్యూఢిల్లీ, జనవరి 31 :—
ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, "మానవునికి మత ఆవశ్యకత" అనే విషయంపై ఫిబ్రవరి ఒకటవతేదీ రాత్రి 9—30 నిముషాలకు, ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రంనుంచి ప్రసంగిస్తారు. వారి ఉపన్యాసాన్ని అన్నిబ్రాడ్ కాస్టింగ్ స్టేషన్లు రిలే చేస్తాయి.

రాజభవనం వార్తలు

హైదరాబాద్, జనవరి 30:—
ఆంధ్రప్రదేశ్ గవర్నరు శ్రీ భీమసేన్ సచార్ శ్రీమతి లలితాసచార్ చిత్తూరు జిల్లాలో పర్యటించి, రాజధానికి తిరిగి వచ్చారు. డాక్టర్ దివాన్‌చంద్ రాజభవనంలో మకాం చేయుటకు వచ్చారు.

స్థానిక వార్తలు

శ్రీ రామనామ సంకీర్తన సంఘం

విజయవాడ, జనవరి 27:—
1951 సంవత్సరమున విజయవాడలో స్థాపింపబడిన శ్రీరామనామ సంకీర్తన సంఘం రిజిస్టరు గావింపబడినది. ఈదిగువ కార్య నిర్వాహక వర్గమును ఎన్నుకొన్నారు.

అధ్యక్షులు: శ్రీ శ్రీరాం శివశంకరరావు శాస్త్రి, ఉపాధ్యక్షులు: అనుమాలసెట్టి శ్రీరాములు, లొండెపు చినరామయ్య, మాచూరి కోటిరత్నం, ప్రధాన కార్యదర్శి: వావిలాల శ్రీనివాసమూర్తి, కార్యదర్శులు: బులుసు సుబ్రహ్మణ్యం, పోరూరి లక్ష్మీ నరసింహారావు, ముళ్ళపూడి సత్యనారాయణరావు, కోశాధికారి: గుండా సత్యనారాయణ, సభ్యులు: లక్కరాజు లక్కరాజు పంతులు, శ్రీరాం సీతాపతిరావు, వల్లంకొండ వెంకటేశ్వర్లు, కోట ధనంరాజు వనిగిపర్ల సత్యనారాయణ, పండిపాటి రామయ్య, సోమయాజుల వెంకట కృష్ణారావు, ఊటుపల్లి వెంకటలక్ష్మీ నరసింహం, గుండా కృష్ణమూర్తి, కొత్తూరి శ్రీరామమూర్తి, మాదిరాజు లక్ష్మీనారాయణరావు, తెల్లాప్రోలు వెంకటేశ్వర్లు, సంకా నరసింహారావు, బయన భీమయ్య, మాగంటి సూర్యనారాయణ. తాడికొండ వెంకట సుబ్బారావు, కొల్లిపర వరాహనరసింహమూర్తి, శ్రీమాన్ చక్రవర్తుల నరసింహాచార్యులు, పొట్టి సత్యనారాయణ, మాజేటి నాగభూషణం, అల్లం సత్యనారాయణ, పెర్నెన్‌కిల్ మాధవరావు, మల్లాది వెంకట కుటుంబరావు, పండలనేని అంజయ్య, విశ్వనాథ రామస్వామి శాస్త్రి, జొన్నలగడ్డ ఆదిశేషయ్య గారలు.

ప్రజాశక్తినగర్ లో నీటి పంపులు

విజయవాడ, జనవరి 28:—
విజయవాడ పురపాలక సంఘం ప్రజాశక్తినగర్‌కు పంపులుద్వారా నీటిసరఫరా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తున్నది. అక్కడ చాలా ఏండ్లనుంచి వున్న బావికి ఓవర్‌హెడ్ 'ట్యాంకు నిర్మించి పంపులు ఏర్పాటు చేస్తారు. ప్రజాశక్తి నగరవాసులు రిపబ్లిక్ దినోత్సవం నాడు శ్రీ డి. వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశమై పురపాలక సంఘాధికారి శ్రీ అజిత్‌సింగ్ గారు ఈవిషయంలో చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞత తెలియజేశారు.

ద్వారం నరసింగరావుగారి ప్రథమ వర్ధంతి

విజయనగరం, జనవరి 28:—
విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేసిన కీర్తిశేషులు శ్రీ ద్వారం నరసింగరావుగారి ప్రథమవర్ధంతి మార్చి 10వ తేదీన జరుగును. ఈసందర్భంలో శ్రీ నరసింగరావుగారి కుమారులు ద్వారం దుర్గా ప్రసాదరావుగార్కి, వారి కుటుంబానికి ధన సహాయం చేయుటకు విజయనగరంలో కృషి జరుగుతున్నది. ప్రతి పూర్ణిమా ఈవర్ధంతిని సంగీత కచేరిలు ఏర్పాటు చేయుట ద్వారా జరుపగోరు చున్నారు.

ఈ సందర్భంలో శ్రీ బి. వి. సంజీవరావు గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటైంది. సంగీత కళాభిమానులు ప్రజలు ఉదారంగా ఈనిధికి విరాళాలను పంపగోరుతున్నారు. విరాళాలు డాక్టరు బి. వి. సంజీవరావు, కన్వీ, విజయనగరం అని పంపవలెను.

విజయవాడలో చేనేతసప్తాహం సన్నాహాలు

విజయవాడ, జనవరి 26:—
గత ఎనిమిదేండ్లుగా అఖిలభారతంగా ప్రతి ఏడూ జరుగుచున్న చేనేత వారోత్సవాలు ఫిబ్రవరి 5 నుంచి ఈ సంవత్సరం జరుపుతున్నారు. విజయవాడలో ఈవారోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ లఘు పరిశ్రమల మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షత వహించగలరని తెలియుచున్నది. ఆరోజున పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కె. అచ్చమాంబ ప్రదర్శన ప్రారంభిస్తారు. ఉదయం చేనేత సహకార సంఘం అధ్యక్షులు పతాక ప్రతిష్ఠించిన తర్వాత పురవీధుల గుండా ఊరేగింపులతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వారంరోజులు జరిగే కార్యక్రమాలలో ఆంధ్ర మంత్రులు శ్రీయుతులు కల్లూరి చంద్రమౌళి, అల్లూరి సత్యనారాయణరాజు, పిడతల రంగారెడ్డి, ఎం. పళ్ళంరాజు, కృష్ణాజిల్లా కలెక్టరు శ్రీ వేపా ప్రభృతులు పాల్గొంటారు.

ప్రతిరోజూ నాటక, నృత్య సంగీత ప్రదర్శనలు జరుగుతాయి.

ఈ కార్యక్రమం అంతా ఆంధ్ర జింఖానా క్లబ్ ఆవరణలో జరుగుతుంది. చేనేత సహకార సంఘం ఓజినల్ మేనేజరు, కార్యదర్శి, ఇతర అధికార్లు విపులసన్నాహాలు చేస్తున్నారు.

పాలకేంద్ర ద్వితీయ వార్షిక సభ

విజయవాడ, జనవరి 26 :—
విజయవాడ నాగేంద్ర మఠమునందు స్థాపింపబడిన పాలకేంద్రం ద్వితీయ వార్షిక సభకు కొలిపాక ఆదినారాయణశర్మగారు అధ్యక్షత వహించారు.

కేంద్ర నిర్వాహకులు శ్రీ ఇలిపిల్ల అప్పారావు పాత్రుడు స్వాగతము చెప్పారు.

వార్షిక సభ ప్రారంభము ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలి ప్రధాన కార్యదర్శి శ్రీ కవిరాజమోహన్ చేశారు. ఇట్టి పాలకేంద్రమునకు అనుబంధముగా ఉచిత ఆయుర్వేద సులభ చికిత్సా పద్ధతులను ప్రారంభించి ప్రజారోగ్య రక్షణకు కృషి చేయుట అవసరమని చెప్పారు.

శ్రీయుతులు పంపిన రామయ్య, బాయన అప్పారావుగార్లు మాట్లాడారు.

శ్రీ అప్పారావుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

విజయవాడ ఫ్యూపిల్స్ సంఘం

విజయవాడ, జనవరి 28:—
ఫ్యూపిల్స్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం ఈ నెల 26వ ఆఫీసులో జరుపబడినది. నూతన కార్యవర్గమును ఈ క్రిందివారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రెసిడెంటు: శ్రీ ముళ్ళపూడిసత్యనారాయణశర్మ, వైస్ ప్రెసిడెంటు: శ్రీ రాళ్ళబండి రంగారావు, జనరల్ సెక్రటరీ: శ్రీ కురుమద్దాలి రామకృష్ణ, జాయింటు సెక్రటరీ: శ్రీ ముంతకలూరి రామలింగేశ్వరశర్మ, కోశాధికారి: శ్రీ దొడ్డపనేని అంజనేయులు.

ఎగ్జిమాకు

మొటిమలకు

కోతలకు

గాయములకు

బొబ్బలకు

దీనినే అడగండి

లిటిల్సు ఓరియంటల్ బాం అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, మద్రాసు—2.

సంగ్రహ ప్రకటనలు

పద్య కావ్యములు

జోసోపురం పద్యకావ్యములు. "తలదిమ్ము పట్టినవారికి యిందలి విషయము, శైలి, ధార, సంతోషము నిచ్చును" నేడే ప్రతి తమ న్యూస్ ఏజంటువద్ద తీసి చదివి ఆనందించండి. జోసో. జోసోపురం. అంబాజీపేట. పి. ఒ. (తూ. గో.)

కనబడుట లేదు

30 సం: వయస్సు మస్తానయ్య పేరుగల నా కుమారుడు షుమారు 20 రోజుల క్రితం వరంగల్లు జిల్లా, దోర్నకల్లు స్టేషన్ వద్ద తప్పిపోయినాడు, అతని ఆచూకీనీ నాకుతెలియజేసిన రు116/—బహుమతియివ్వగలను. మూగ, నలుపు రంగు, నూగుమీసము, అరా పొలిక మాట, తల్లి లక్ష్మమ్మ అనిన గుర్తు పట్టగలడు. గూడూరు, నెల్లూరు, తిక్కవరం అనిన గుర్తు పట్టగలడు. కాపు చేసిన తల వెంట్రుకలు. నొసట కాల్చబడిన మచ్చ, ఎత్తు 5'-8".
మోడిబోయిన లక్ష్మమ్మ తిక్కవరం గ్రామం, వయా గూడూరు. నెల్లూరు జిల్లా

ప్రకటన

విజయవాడ సూర్యారావుపేటలోని కొత్త వార్డు 26/248 రు డాబా యింటిని శ్రీపతి గోపాలకృష్ణమూర్తి, ఆయన అవిభక్త కుమార్లు, ఆయన తల్లి దుర్గాంబగార్లు కలిసి నాకు రు 20,500 లకు విక్రయించుటకు ఒప్పుకొని నాపేర ది 5—11—1960 తేదీన విక్రయ కంట్రాక్టు వ్రాయించి యిచ్చి బయానాగా మూడువేల రూపాయలు తీసికొనియున్నారు. వర్కిలావారి కోరిక ప్రకారం విక్రయాస్తిపైనున్న నాల్గు తనఖా బాకీలకు గాను రు 8,600—లు యిచ్చి సదరు తనఖా పత్రములను నాపేరట రద్దుపర్చించి తీసుకొనియున్నాను.

మిగతా యివ్వవలసిన క్రయధనం యిచ్చి దస్తావేజు రిజిష్టరు చేయించుకొనుటకు సిద్ధంగా వున్న తరుణంలో, పైన వివరించిన శ్రీపతి గోపాలకృష్ణమూర్తి వగైరాలు, కాలయాపన చేయుచున్నటుల తెలియవచ్చినది. సదరు ఆస్తిని ఎవరూ కొనరాదని, అటుల కొనినచో నేను జరుపు కోర్టు చర్యలకు బాధ్యులు కావలసి ఎత్తురని యిందుమూలంగా తెలియజేయుచున్నాను.

కే.వి. కృష్ణారావు,
రిటైర్డు తహశీల్దారువారు,గన్నవరం (కృష్ణా),
తే 22—1—1961.

స్థాపితం 1920
రెడ్డి అండ్ కో., రిజిస్టర్డు
గోపాలపురం తూ. గో. జిల్లా
కిఫ్టు బొల్లి మేహవాడ
వగైరా చర్మ సుఖ వ్యాధులకు
శాస్త్రీయమైన ప్రత్యేక చికిత్స.
ఆయుర్వేద ఔషధములు లభించును
→ కోటలుగు సలహా ఉచితము
బ్రాంచి: నెల్లూరు — కోర్టువీధి:
సికింద్రాబాద్—38.10 కింగ్సువే

టెండరు నోటీసు

వరంగల్ జిల్లా, నరసంపేట తాలూకా, ఖానాపూర్‌లో రు. 70,300—ఎకరము, నల్గొండ జిల్లా, సూర్యాపేట తాలూకా, ఏనుగులో రు. 70,000—ఎకరం అనంతపురంజిల్లా సిద్ధరాంపురంలో రు. 46,000—ఎకరము కొత్తగా నిర్మింపబడు చెయుబడిన యూడు లైవ్‌స్టాకు ఫారములకు టెండరు - సెట్టుపనులు నిర్మించే నిమిత్తం (ఒక్కొక్కటి రు. 5000— అంతకు తక్కువ ఖరీదులో) స్పెషల్ ఆఫీసర్ లైవ్‌స్టాక్ ఫారమ్సు, కేరాఫ్ కేరం ఇన్‌స్టిట్యూట్, ఎల్లోపల్లి, హైదరాబాద్‌వారివే, హైదరాబాద్ లైవ్ స్టాక్ ఫారమ్సు స్పెషల్ ఆఫీసరు ఆఫీసులో 8—2—61 సా. 3 గం. వరకు సీల్డు టెండర్లు తీసుకొనబడి అదే రోజు సా. 4 గం. కు తెరవబడును.

టెండర్లు పెట్టదలచినవారు లిఖితపూర్వకమైన దరఖాస్తుమీద సెల్యూటాక్సుతో సహా సెట్టుకు రు. 3—06 న.పై. వంతున, టెండరు ఫారమ్సు స్పెసిఫికేషనులు సెట్టు, హైదరాబాద్, లైవ్ స్టాకు ఫారమ్సు, స్పెషల్ ఆఫీసరు నుండి పొందవచ్చును. ఈసొమ్ము వాపసు చేయబడదు.

కంట్రాక్టు డాక్యుమెంట్ల కాపీలు, ప్లానులు, ఆఫీసు వేళలలో, హైదరాబాద్ లైవ్‌స్టాకు ఫారమ్సు స్పెషల్ ఆఫీసరు ఆఫీసులో చూడుకొనవచ్చును.

పై డాక్యుమెంట్లకు దరఖాస్తులు హైదరాబాద్ లైవ్ స్టాకు ఫారమ్సు స్పెషల్ ఆఫీసరుకు 7—2—61 లోగా అందునట్లు పంపవలెను. సదరు తేదీ తరువాత చేరుదరఖాస్తులు వెంటనే నిరాకరింపబడును.

హైదరాబాద్, లైవ్ స్టాకు ఫారమ్సు స్పెషల్ ఆఫీసరువే సప్లయి చేయబడు నిర్ణీత ఫారములలోనే టెండర్లు దాఖలు చేయవలెను. టెండర్లను సీలుచేసే కవరుమీద "డిపార్టుమెంటల్ వర్క్సుకు" టెండరు అని సూపర్ స్క్రయిబ్ చేయవలెను. ఒక్కొక్క అయిటముకు ఎస్టిమేటు విలువలో రెండున్నర శాతం వంతున ధరావతు సొమ్ము డిపాజిట్‌చేసి సదరు చెలానాను టెండర్లతో జతపరిచి పంపవలెను. ధరావతు సొమ్ము గవర్నమెంటు ట్రెజరీలోగాని, బ్యాంకులో గాని "సివిల్ డిపాజిట్సు—రెవిన్యూ డిపాజిట్సు" హెడ్ క్రింద చెల్లించవలెను. టెండర్లతో సేల్సుటాక్సు, ఇన్‌కంటాక్సు, క్లియరెన్సు, వెరిఫికేషన్ సర్టిఫికెట్సు జతపరచి పంపవలెను. సరిగా లేని టెండర్లు వెంటనే నిరాకరింప బడును.

గెలుపొందిన టెండరుదారులు ఎస్టిమేటు వేసిన ఆధారంగా రెండున్నర శాతం వంతున అదనంగా సెక్యూరిటీ డిపాజిట్టు చెల్లించి నిర్ణీత ఫారములో ఎగ్రిమెంటు వ్రాసి యివ్వవలెను.

ఏ టెండరుగాని, అన్ని టెండర్లు గాని, ఎట్టి కారణములు తెలుపకుండానే నిరాకరించుటకు హైదరాబాద్ లైవ్‌స్టాకు ఫారమ్సు, స్పెషల్ ఆఫీసరుకు, హక్కుకలదు.

స్పెషల్ ఆఫీసరు,
లైవ్‌స్టాకు ఫారమ్సు, హైదరాబాద్.

ప్రకటన

తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు యాజమాన్యములో యున్న వంత మార్కెట్లులోను, రేవుల స్థలములను 1961—62 సం. వకు రుసుములు వసూలు చేసుకొను హక్కు ది 2—2—1961వ తేదీనుంచి బహిరంగ వేలములు జరుపబడును. సదరు వేలము షరతులు, నిబంధనలు, హద్దులు స్థలములు జరుపబడుతేదీలు వగయిరాలు తూర్పుగోదావరిజిల్లా పరిషత్తు ఆఫీసులోను, రైవెన్యు యినస్పెక్టర్ల ఆఫీసులోను, పరిషత్తు ఆసిస్టెంటు యింజనీర్ల ఆఫీసులోను తెలుసుకొనవచ్చును.

మరియు పరిషత్తు ఆధీనములోనున్న ధర్మాదాయ వంశపార భూముల కౌలు హక్కులను కూడా 1—4—61 నుండి 6 సం. రంబకు ఆయా ప్రదేశములలో బహిరంగ వేలము జరుపబడును. కావలసినవారు వేలం షరతులు వగయిరాలు జిల్లా పరిషత్తు ఆఫీసునుండి రైవెన్యు యినస్పెక్టర్ల వద్దనుండి పొందవచ్చును.

కార్యదర్శి, జిల్లా పరిషత్, కాకినాడ.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా ఆటోమొబైల్ వర్క్సు షాపుల్ పోర్మన్, ఒక మెకానిక్ ఉద్యోగమునకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అనుభవం కలవారే విద్యా, సాంకేతిక అర్హతలు, కావలసిన జీతము తెలుపుతూ దరఖాస్తులు పంపుకోనవలెను. పోస్టుబాక్సు నం. 55, గుంటూరు—1.

ప్రకటన

గుడివాడ మునిసిపాలిటీ

1961—62 సం. నకు గుడివాడ మునిసిపల్ మార్కెట్టులు, స్టాండులు, వధశాలలు వగైరాలలో రుసుము వసూలు చేసుకొను హక్కును ది 20—2—1961 తేదీ ఉదయం గం. 10—30 ని. ల నుండి గుడివాడ పురపాలక సంఘ కార్యాలయమున కమీషనరుగారిచే గాని లేక వారిచే నియమింపబడిన వారిచేగాని బహిరంగ ముగ వేలము వేయబడును.

పాటషరతుల ప్రతులను సదరు ఆఫీసునుండి ఉచితముగా పొందవచ్చును.

యం. వెంకటపతిరాజు. కమీషనరు.

రేడియో

గురువారం, ఫిబ్రవరి 2
శక 1882 మాఘ 13

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉ: 6—30 సుప్రభాత, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా. 7—15 విజయవాడ వలె, 7—45 సంగీతశిక్షణ, 8—00 ఆం. వా. 8—15 హిం. వా. 8—30 సంగీత సభలు కార్యక్రమం. మ: 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 శ్రీ ఐసార్ (ఉర్దూ) 1—30 రేడియో కళాశాల (విజయవాడనుండి రిలే) 1—50 తె. వా. 2—00 హైయూకోర్ట్ శాస్త్రీయ సంగీత్, 2—10 ఉ. వా. 2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ) (2—50 వాతావరణ సూచన, 3—45 మాధ్యమిక పాఠశాలలకు సా: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—16 మరాఠీ శ్రోతలకు, 7—00 తె. వా. 7—15 బేగమ్ అఖ్తర్, ఉతత్ మహబూబ్: ఘజలే, 7—30 షబ్—ఏ—బారాత్, ప్రసంగము, 7—40 వివాహసంగీతం, 7—45 రాగం, తానం, పల్లవి (మద్రాస్‌నుండి రిలే) 8—40 వివాహసంగీతం, 8—45 కమలాదేవి ధనశ్రీ: ఖయాల్ కేదార్, 9—00 ఆం. వా. 9—15 ఉ. వా. 9—30 జాతీయ కావ్య కార్యక్రమం, రాజశేఖరచరిత్ర (కందుకూరి) (విజయవాడనుండి రిలే) 10—00 గోవిందరావ్ దన్మాలే ఖయాల్, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉ: 6—30 హైదరాబాద్ ఎ వలె, మ: 12—30 హైదరాబాద్ ఎ వలె, 1—00 ఎస్. వెంకటరామన్, 1—30 హైదరాబాద్ ఎ వలె, 2—20 ఎస్. వెంకటరామన్, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సా: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆం. వా. 9—15 లలిత సంగీత్, 9—30 హైదరాబాద్ ఎ వలె. 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉ: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా. 7—15 డి. వాగయ్య, నాదస్వరం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా. 8—15 హిం. వా. మ: 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్‌నుండి రిలే) 1—00 డి. వాగయ్య: నాదస్వరం, 1—30 రేడియో కళాశాల, 1—50 తె. వా. 2—00 వాతావరణ సూచన, 3—30 లలిత సంగీతం, ఎ. ఎస్. రాజా, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, 4—15 వాతావరణ సూచన, సా: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 ప్రసంగము (హైదరాబాద్‌నుండి రిలే) 7—45 రాగం, తానం, పల్లవి (మద్రాస్‌నుండి రిలే) 8—40 లలిత సంగీతం, పి. లీల, బి. ఎస్. పద్మావతి, 9—00 ఆం. వా. 9—15 ఫిల్మ్ సంగీతం, 9—30 జాతీయ కావ్య కార్యక్రమము, వీరేశలింగంగారి రాజశేఖరచరిత్ర, 10—00 ఉప్పరిణయం, మన్నారుగుడి విలాసములకుండి పాటలు, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉ: 6—55 మంగళగానం, 7—15 త. వా. 7—30 డి. శాంత, 8—00 మధురగీతం, మ: 1—00 మహిళామండలి, 1—30 గానమంజరి, 1—40 హిం. వా. 1—50 గీతమంజరి, 2—00 త. వా. 2—40 వాతావరణ సూచన, సా: 5—30 సి. వెంకటేశన్: నాదస్వరం, 7.15 త. వా. 7—40 వాద్యసంగీతం, 7—45 రాగం, తానం, పల్లవి, ఎన్. నరసింహులు, తిరుప్పి లాల సుబ్బరాయలు: వయొలిన్, కోయంబత్తూర్ ఎన్. రామస్వామి: మృదంగం, 8—40 విరామ సంగీతం, 9—00 ఎ. నారాయణ అయ్యర్, గోటువాద్యం, 9—30 సంగీతామృతం, 10.30 వాతావరణసూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉ: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 త. వా 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. మ: 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆం. వా. 1—40 గానమంజరి, 1—50 తె.వా. 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎవలె,. సా: 5—30 పాశ్చాత్య సంగీతము, 6—00 ఆం. వా. 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 చిన్నపిల్లల బాలసుబ్రహ్మణ్యం, 7—00 త. వా. 7—15 క్లారినెట్: వింజమూరివిద్యాంముడ, 7.45 మద్రాస్ ఎ వలె, 8—30 శ్రోతలకోరినపాటలు, 9—00 ఆం. వా. 9—25 వాద్య సంగీతం, 9—30 జాతీయ కావ్య కార్యక్రమము, రాజశేఖర చరిత్ర (తెలుగు) (విజయవాడనుండి రిలే) 10—00 మద్రాస్ ఎ వలె, 10—30 ప్రసారసమాప్తి.

శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి

విజయవాడ, జనవరి 29:—

విజయవాడ సీతారాంపురం నేతాజీ పార్కులో శ్రీ ప్రజా సాహిత్యకళాసేవము, శ్రీ నటరాజ లలితకళా సమితి, శ్రీ విజయాంధ్ర నాట్యమండలివారి యాజమాన్యముతో విశ్వకర్మ జయంతి జరిగింది. ఉదయం నేతాజీసేవాదళము వారి బృందముతో భజన కాలక్షేపము జరిగినది. అనంతరం లబ్ధప్రతిష్ఠులైన బ్రహ్మశ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్యగారి అధ్యక్షతన బహిరంగసభ జరుపబడెను. ఈ సభను "మహర్షి" సర్వసిద్ధి సూర్యనారాయణగారు ప్రారంభించిరి. అధ్యక్షులవారు విశ్వకర్మసృష్టికి మూలపురుషుడని, నేటి ప్రపంచావసర పరికరములు రైళ్ళు, ట్రాక్టర్లు, మిల్లులు మొదలగునవి మానవునకు అవసరమైన, సర్వవిధసాధనములు ఆయన నిర్మితములైనవే అని చెప్పిరి. తరువాత శ్రీయుతులు అందలూరి అప్పారావుగారు మాధవపురి వెంకటరత్నకవిగారు ఉపన్యసించిరి. అనంతరమువిజయాంధ్ర నాట్యమండలివారికోలాటము, సాము న్యత్యము. ముందు సామూగ్రితో బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపబడినది. విజయాంధ్ర నాట్యమండలివారి "రిక్షావాడు" "అల్లూరి సీతారామరాజు" నాటికలు ప్రదర్శించబడినవి. చేవూరి వరదాచార్యులు వందనసమర్పణ చేశారు.

చేనేత ప్రయోగాత్మక పథకం అమలు

శ్రీ ప్రగడ కోటయ్య సూచనలు

ఆకాశ్వాల్, జనవరి 27:—

తూర్పుగోదావరి జిల్లాలో వున్న చేనేత సంఘాలను పూర్తిగా సహకార సంఘాలలో చేర్చి సహాయపడుటకు ఇండియా ప్రభుత్వము చేనేత పెట్టిన ప్రయోగాత్మక పథకమును పరిశీలించిన చేనేత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ చేనేత కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్యగారు యీ క్రింది సూచనలు తెలియజేశారు:

చేనేత సహకార సంఘాలలో చేరినవారి చేనేతపనులు పూర్తిగా కల్పించుటకు అవసరమైన పూర్తి పెట్టుబడిని సమకూర్చాలి. సహకార సంఘాల పెట్టుబడులున్న మిగిలిన 15వేల మగ్గాలను త్వరలో సహకార సంఘాలలో చేర్చుటకు అవసరమైన సమకూర్చాలి. అందుకు ప్రభుత్వం ఆ పథకం నకు కార్యక్రమము ఈ క్రింది విధంగా వుండాలి.

1. ప్రస్తుతం చేనేత సహకార సంఘాలలోని సభ్యుల వాటా ధనమును సొమ్ము సహాయముతో అభివృద్ధి చేయాలి.

2. సహకార సంఘాలలో చేరదలచిన చేనేత పారిశ్రామికులకు వాటాధనమును వడ్డీ లేని ఋణంగా యివ్వాలి.

3. వ్యవసాయ సహకారసంఘాలలోవలె చేనేత సహకార సంఘాలలో కూడా ప్రభుత్వం మాటికి 51 వంతుల వాటాధనమును సమకూర్చవలెను.

4. అనుసరిస్తూ పెట్టుబడిని ప్రభుత్వం యొక్క హామీపై ప్రయోగాత్మకంగా సహకార సంఘాలకు సమకూర్చవలెను.

5. సహకార సంఘాలలో సభ్యులు నిల్వచేయు పొదుపునిధికి సరిసమాన మైన నిధిని ప్రభుత్వం సొమ్మునిధినుండి ఏరాటుగా సమకూర్చవలెను. ఈవిధంగా కూడిన పొదుపు నిధి సహాయముతో చేనేత పారిశ్రామికుని జీవితమును భీమా చేయవలెను. ఈపాలసీ ఆధారంగా చేనేత పారిశ్రామికునకు అవసరమైనప్పుడు అప్పును మంజూరు చేయవలెను.

ఈసూచనలను అమలుచేసినప్పుడే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రయోగాత్మక పథకం జయప్రదం కాగలదు".

మాస్టర్ వీవర్ల తీర్మానాలు

(ఆంధ్రప్రభ విలేఖరి)

మంగళగిరి, జనవరి 29:—

ఆంధ్ర ప్రదేశ్ మాస్టరు వీవర్సు అసోసియేషన్ కార్యవర్గ సమావేశము మంగళగిరి అసోసియేషన్ కార్యాలయములో శ్రీ టి. శ్రీరంగము (అడ్వకేటు) గారి అధ్యక్షతన జరుపబడెను.

శ్రీ ఇ. యస్. రాజారాం (అడ్వకేటు, హైదరాబాదు), జొన్నాదుల పెదసుబ్బారాయుడు, వి. వి. పార్వతీశం (నరసన్నపేట), శిరందాసు సాంబయ్య తదితర కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు చాలామంది హాజరైరి. ఈ క్రింది తీర్మానాలు చేయబడినవి.

చేనేత పరిశ్రమకు కనీసం 20 కోట్ల రూపాయలు హెచ్చించుటద్వారా ప్రభుత్వం ఆశించిన సామ్యవాద ప్రభుత్వ స్థాపనకు తోడ్పడగలదని యీసభవారు అభిప్రాయ పడుచున్నారు.

చేనేతవారు ఉపయోగించు నూలుకు నేత మిల్లులకు పన్నులు చేయు ధరలకు వినియోగదార్లకు కూడా లభించునట్లును మాస్టర్ వీవర్సుకు కూడా ఆ ధరలకు సప్లయిచేయు ఏర్పాటు చేయవలెనని, అవసరమైన రంగులు, రసాయనముల దిగుమతివిధానంలో ప్రస్తుత మున్న నిర్బంధములు తొలగించవలయునని వారు కోరారు.

మాస్టరు వీవర్సు క్రింద పనిచేయు చేనేత పనివారలకు ప్రావిడెంట్ ఫండు స్కీము అమలు పరచవలెను పారిశ్రామికులకు వర్కింగ్ క్యాపిటల్ లోన్సు మంజూరు చేయవలెనని కూడా వారు కోరారు.

జనసంఘ మండల సమితి

విజయవాడ, జనవరి 28:—

విజయవాడ జనసంఘ మండల సమితి శ్రీ కాశ అంజనేయులు గారి అధ్యక్షతన జైహింద్ కళాసమితి భవనంలో సమావేశమైంది. ఈ క్రింది తీర్మానాలు చేశారు.

కృష్ణాజిల్లా జనసంఘ కార్యవర్గంవారు నిర్ణయించిన విధంగా విజయవాడలో రు 15000 నిధి వసూలుచేయుటకు అంగీకరించారు. విద్యుచ్ఛక్తి సరపరా లోపాలను సరిదిద్దే ఏర్పాటు చేయాలని మునిసిపల్ కమీషనర్‌గారిని కోరారు. పున్నమ్మతోటలో బందరు కాల్వ ఒడ్డున అమెరికన్ హాస్పిటల్, శ్రీ రామకృష్ణసమితి చుట్టు ప్రక్కలనివసించువారికి తగిన స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లు వెంటనే చేయాలన్నారు.

రామన్న పేటలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ద్వారా సిటీ యిబ్బందిని తొలగించాలని మునిసిపాలిటీ వారిని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్సుపోర్టు కార్పొరేషనువారు ఫిబ్రవరి 1 నుండి 7 వరకు మర్యాద వారం జరుపుటకు నిశ్చయించారు.



తూర్పుగోదావరిజిల్లా భోగాపురంలో హరిజనులకు నివేశనపట్టాలు ప్రదానంచేయడానికి కేంద్ర ఉపమంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి వచ్చినప్పటి చిత్రం. కలెక్టర్ శ్రీ ప్రతాపరెడ్డి శ్రీ అచ్చన్నదొర, శ్రీ ఏ. నారాయణ చక్రపాణి ఉన్నారు



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై విధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను. దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ ఎన్. నారాయణరావు, పాలిఖాద్	10—00
శ్రీ దివాకర్ల సుబ్రహ్మణ్యం హైదరాబాద్	10—00
హరిజన విజ్ఞానకేంద్రం, గుణదల	10—00
మాస్టర్లు విద్యార్థి, విద్యార్థినులు, జిల్లాపరిషత్ (పాఠవిశ్వేతల బాలికా పాఠశాల, మార్టేరు	6—44
శ్రీ కానుమోలు ఆదినారాయణ, పెదకొండూరు	5—00
శ్రీ కలిసెట్టి ఉద్ధరింప్ప, రుమ్మనగూడెం,	5—00
శ్రీమతి ఎస్. సుశీలాదేవి, ఏలూరు	5—00
శ్రీమతి పూసర్ల అప్పలనరసమ్మ, చోడవరం	5—00
శ్రీమతి ఆర్. కమ్మధీలావేపి, గుంటూరు	5—00
శ్రీ ఎన్. వెంకటాచారి, వాకాడు,	5—00
శ్రీ కోటిపల్లి సుబ్బలయ్య, పెనుగొండ,	5—00
శ్రీ కావూన సీరాచార్యులు, ప్రెసిడెంట్ అఫ్ ది కిష్ణంపూడి కో—ఆపరేటివ్ కార్పెంటర్స్ కమ్మ స్మాక్‌స్మిత్సు కాటేజి ఇండస్ట్రీస్ సొసైటీ లిమిటెడ్, విజయవాడ	5—00
శ్రీ వేల్పూరి సూర్యనారాయణ పంతులు	3—00
రూ. 2—50 లు విరాళ మిచ్చినవారు:—	
కె. వి. సత్యానందం, ఎస్. మల్లిఖార్జునరావుగార్లు	
రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు :—	
శ్రీ బోగపల్లి అన్నపూర్ణమ్మ, పూసర్ల సుశీల డి. ఎ. స్వామి, డి. వి. నరసమ్మ, గంధము వెంకటేశ్వర్లు, బింగి కోటమ్మ, బింగి గంగిరెడ్డి ఎన్. రంగనాయక్. గారలు.	
తాడికొండ మృత్యేశ్వరరావు	2—50
పొక్కులూరి సూర్యనారాయణమూర్తి	1—16
గోపల్లి రామస్వ	1—10
కంబంపాటి నరసింహమూర్తి	1—05
శ్రీమతి దేవులపల్లి, గాయత్రమ్మ	0—25
నిన్నటివరకు వసూలైయున్న మొత్తం :	1,37,778—43
	వెరశి : 1,37,875—93

పూర్వ హైద్రాబాదు కుష్ఠరోగుల సమస్య

నిజామాబాద్ కేంద్రంలో సౌకర్యం ఏర్పాటు

హైదరాబాద్, జనవరి 30:—

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైసూరు ప్రాంతములో గల పూర్వ హైదరాబాదు రాష్ట్రంలోని కుష్ఠురోగులను నిజామాబాదులోని దాచేపల్లి శ్రీవాసీ కేంద్రములో చేర్చుకోవడానికి అనుమతించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యమంత్రి శ్రీ పి. వి. జి. రాజు కుష్ఠునివారణ వారోత్సవాల సందర్భంగా యూడియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ వెల్లడించారు.

దాచేపల్లి శ్రీవాసీ కేంద్రం క్రైస్తవ మిషనరీలచే నిర్వహింపబడుతున్నది. మంత్రిగారు మిషనరీల సేవానురక్తిని ప్రశంసించారు.

డాక్టరు ఎస్. ఎం. జయసూర్య కుష్ఠరోగుల పునరావాసం ఒక సాంఘికసమస్య అయిందన్నారు. గ్రామాలలో ఈ వ్యాధి ఎక్కువగా వున్నదనీ, కొన్ని ప్రాంతాలలో ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి సోకిందనీ, అన్నారు. తక్కువ ఖర్చుతో ఈ వ్యాధిని కుదిర్చేందుకు తోడ్పడగల ఒక వ్యవస్థ అవసరమన్నారు.

డాక్టరు ఇ. బి. క్రిస్టియన్, డాక్టర్ ఎస్. ఎస్. మాథుర్ ప్రభృతులు ప్రసంగించారు.

'కవితా సంస్థానం' వార్షికోత్సవం

హోంమంత్రి అధ్యక్షతన

(మన విలేఖరి)

హైదరాబాద్, జనవరి 30:—

తెలుగు, ఇంగ్లీషు భాషలలో ప్రచురింపబడుతున్న సాహిత్య మాసపత్రిక 'కవితా సంస్థానం' ద్వితీయ వార్షికోత్సవం ఈ నెల 29 సాయంత్రం బూరుగు మహదేవ్ హాలులో అంతరంగిక శాఖామాత్యులు శ్రీ మందుముల నరసింగరావు అధ్యక్షతను జరిగింది. అడ్వకేట్ జనరల్ శ్రీ దువ్వూరి నరసరాజుసభ ప్రారంభిస్తూ, పత్రికా సంపాదకులైన శ్రీ వేదాంతకవిగారి ప్రతిభను శ్లాఘిస్తూ మాట్లాడారు.

శ్రీ నరసింగరావుగారు ప్రసంగిస్తూ వేదాంతకవి భక్తి కవిత్వం ప్రాయడంలో గొప్పవారన్నారు.

ఈ సభ జగజ్జనని మిషన్‌వారు ఏర్పాటు చేశారు.

శ్రీయుతులు రాయప్రోలు సుబ్బారావు, డాక్టరు దివాకర్ల వెంకటావధాని, ఉత్పల సత్యనారాయణాచార్య, చిపురుల అప్పయ్యశాస్త్రి, శ. రామగోపాలరావు ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీ వేదాంతకవి కృతజ్ఞత తెలిపి, స్థానిక కవులకు, పండితులకు శాలువలు బహూకరించారు.

శ్రీ మహారాజ శ్రీ అభినందనలు తెలిపారు.

శ్రీ చిత్తరంజన బృందమువారు సంగీతకచేరి జరిపారు.

పులిగడ్డ పాఠశాల భవనం

మంత్రి శ్రీపిడతల రంగారెడ్డిగారిచే ప్రారంభం

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

పులిగడ్డ, జనవరి 30:—

పులిగడ్డ పంచాయితీవారు నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మంత్రి శ్రీ పిడతలరంగారెడ్డి నిన్న ఉదయం ప్రారంభించారు. పార్లమెంటు సభ్యులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు అధ్యక్షత వహించారు.

పులిగడ్డ పంచాయితీ అధ్యక్షులు శ్రీ మండలి వెంకట సుబ్బారావు స్వాగతపత్రం సమర్పించారు. శ్రీ నిరంజనరావు జాతీయపతాకం ఎగురవేశారు.

స్వాగత పత్రంలో పులిగడ్డ గ్రామంలో విద్యుచ్ఛక్తి చిన్నపరిశ్రమల శిక్షణశాల ఏర్పాటుచేయవలసిందిగా కోరారు.

శ్రీ మండలి వెంకట కృష్ణారావుప్రసంగిస్తూ గుంటూరుజిల్లానుంచి నిత్యం వచ్చే ప్రజలకు సత్వరం ఒకటి ఏర్పాటు చేయాలని, రోడ్లు వెడల్పు చేయాలని రేపల్లె, అవనిగడ్డ ఫెర్రీరోడ్డు వెయ్యాలని అన్నారు.

ట్రాన్సుపోర్టు బస్సులు వేళ ప్రకారం నడవటం లేదని ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాయని అవరితంగా పుంటున్నవని ప్రజలకు ఏమాత్రం సౌకర్యంవుంటంలేదని అన్నారు.

మంత్రిగారు సమాధానం చెప్తూ "ప్రతి గ్రామానికీ ఒక పాఠశాలా భవనం వుండాలన్నారు. రాష్ట్రంలో ప్రాథమికవిద్య నిర్వహణ పంచాయితీలకు అప్పజెప్పబడినందున అధ్యక్షులు ఎక్కువ కృషి చేసి పర్యవేక్షణ జరపాలన్నారు. ఆపథకం విజయవంతంగా వున్నట్లు వార్తలు వస్తున్నవన్నారు. మాటికి ఎనభై మందిని నిర్వాసంతులుగా చేయాలని ప్రభుత్వం సంకల్పమనీ ప్రజలుసహకరించి ప్రభుత్వం సద్భావంతో చేసిన శాసనాలు అమలు జరపడంలో సహకరించాలని అన్నారు.

తమపిల్లలు రోజూ బడికివెళ్ళేటట్లు చూడాలన్నారు. బీదరికంవల్ల కొందరు చదివే అవకాశం లేక పోతున్నదని అందుచేత మధ్యాహ్న భోజనం పిల్లలకు ఏర్పాటు చేసేందుకు తలకు 16 నయాపైసలు చొప్పున ప్రభుత్వం సహాయం చేస్తున్నదనీ ఈ పద్ధతి అన్ని గ్రామాలలో అమలు జరిపి త్రుతీయ ప్రణాళికలో నాటికి నూరు మంది చదువు కొనేవారు అయేట్లుచూడా లన్నారు.

విద్యుచ్ఛక్తి, పారిశ్రామిక శిక్షణాలయంమొదలైన విషయాలు సానుభూతితో పరిశీలించ గలమన్నారు.

భోగాపురం హరిజనులకు నివేశన పట్టాల ప్రదానం

పిఠాపురం, జనవరి 30 :—

కేంద్ర డిప్యూటీ మంత్రి శ్రీ బి. యస్. మూర్తి యిటీవల భోగాపురం గ్రామ హరిజనులకు 150 మందికి 13 యకరాల 26 సెంట్ల భూమిని నివేశన స్థలాలకు పట్టాలు ప్రదానం చేశారు. శ్రీ రేమెళ్ల తిరుపతిరావు సభకు అధ్యక్షత వహించారు. గ్రామ పంచాయితీ అధ్యక్షులు శ్రీ నాయుడు కొండలరావు, అల్లుమళ్ళ నారాయణ చక్రపాణి మంత్రిగారిని పూలమాలలతో అలంకరించి స్వాగతమిచ్చిరి.

శ్రీ అల్లుమళ్ల నారాయణ చక్రపాణిగారి వందనములతో సభ ముగిసెను.

కొడమంచిలి గ్రామంలో నాటికల పోటీలు

(ఎ. వ. వి లే ఖ రి)

పాలకొల్లు, జనవరి 28:—

కొడమంచిలి గ్రామంలో సంక్రాంతి యువజనోత్సవములు, వైజ్ఞానిక ప్రదర్శనములు వైభవంగా జరిగినవి. ఈ సందర్భంలో నాటికల పోటీలు నిర్వహించబడినవి. పాలకొల్లు ఆజాద్ ఆర్ట్సు థియేటర్సు 'వెంకన్న కాపురం' ప్రథమ బహుమానం సంపాదించింది. శ్రీయుతులు వంగా అప్పారావు, కొనపా ఈశ్వరరావు, పీరా అప్పారావు, రావూరి నాగభూషణం, ఒక్కా నాగేశ్వరరావు నటించారు.

'వస్త్రాల బ్యాంకు'

(మన విలేఖరి)

హిమ్మారు, జనవరి:31—

హిమ్మారు విజ్ఞానసమితివారు బీద ప్రజలకు సహాయార్థం "వస్త్రాల బ్యాంకు"ను యేర్పాటుచేశారు. ప్రజల నుండి వస్త్రాలను సేకరించి, బీద ప్రజానీకానికి పంచిపెడుతూంటారు.

విజ్ఞాన సమితి అధ్యక్షులు శ్రీ కొత్త మాను కృష్ణారావు ఈబ్యాంకుకు విరివిగా సహాయపడాలని ప్రజలను కోరారు.

ఆంధ్ర నలంద ఉత్సవాలు

గుడివాడ, జనవరి 26:—

ఆంధ్ర నలంద శార్వరి మకర సంక్రమణోత్సవాలు గుడివాడ శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో సుందరంగా అలంకరింపబడిన పందిరిలో 22న జరుపబడినవి. ఉదయము జరిగిన సభలో శ్రీ కాశీసత్యవధానులు గారిని సాయంకాలం జరిగిన సభలో శ్రీ షేకు దావూదు కవిగారిని సన్మానించారు.

ఉదయం సభకు శ్రీ పసల సూర్యచంద్రరావు అధ్యక్షత వహించిరి. శ్రీ యం.ఆర్. అప్పారావుగారు సభను ప్రారంభించిరి. ఆంధ్ర నలందా ప్రధాన కార్యదర్శి శ్రీ యర్రోజు మాధవాచార్యులుగారు ఆహ్వానించారు. సంయుక్త కార్యదర్శి వారి పలువురుపై పద్యములు చెప్పి పుష్పమాలాలంకృతులను చేశారు. శ్రీ కాకాని నరసింహారావు స్వాగత పుష్పాంజలితో సభ ప్రారంభమైనది. శ్రీ అప్పారావుగారు నలందకు చేసిన మహత్కార్యాలను నలంద అధ్యక్షుల భాషాసేవను వివరించి సభను ప్రారంభించిరి. శ్రీరాం వీరబ్రహ్మకవిగారు, శ్రీ చిట్టా దామోదరశాస్త్రిగారు శ్రీ గొర్రెపాటి వెంకటసుబ్బయ్యగారు శ్రీ దురిశేటి వెంకటరామాచార్యులుగారు, శ్రీమతి చంద్రకాంతమ్మగారు సన్మానుల పాండిత్య విశేషమును శ్లేషకవిత్వ స్థానమును గూర్చి ఉపన్యసించిరి. శ్రీ కాశీసత్యవధానులుగారు తమ చిత్ర కవితావధానమును దిగ్విజయముగా ప్రదర్శించిరి. ఆంధ్ర నలంద అధ్యక్షుని నివేదికను సహాయకార్యదర్శి శ్రీ కాకాని నరసింహారావు చదివెను. శ్రీ కాశీపతి అవధాని గారికి సత్కారము జరిగెను. శ్రీ యర్రోజు మాధవాచార్యులుగారు మాత్రు కాశ్మీరు శాలువను అవధానులు గారికి కప్పి వందన తాంబూల ఫలపుష్పాలు ఒసగి పన్నీరుజల్లి మాటపదారులతో సత్కరించిరి., సన్మానపత్రమును సొసంగిరి. సన్మానపత్ర పద్యములను శ్రీ కాకాని నరసింహారావు చదివెను. తమకు జరిగిన సన్మానమునకు శ్రీ అవధానిగారు సమాధానము చెప్పారు.

ప్రధాన కార్యదర్శి వందన సమర్పణతో ఉదయపు సభ ముగిసెను. ఉపన్యసించిన వారందరూ మూత్రఖద్దరు శాలువలతో చందన తాంబూల ఫలములతోను సత్కరింపబడిరి. ఆంధ్ర నలంద ఉపాధ్యక్షులు శ్రీ గద్దె మునుగు వెంకటఅప్పారావు గారు విందుచేశారు.

షేకు దావూదు కవిగారి సన్మానసభ

విద్వాన్ షేకు దావూదు కవిగారి సన్మానసభ శ్రీ కాటూరి వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతను చాల వైభవోపేతముగా జరిగినది. ఆంధ్ర నలంద సహాయకార్యదర్శి శ్రీ నూతులపాటి రాఘవరావుగారు ఆహ్వానించారు. శ్రీ కాకాని నరసింహారావు వారి పలువురిమీద పద్యములను చెప్పి పుష్పమాలాలంకృతుల జేసెను. శ్రీ కాకాని నరసింహారావు స్వాగతపు పుష్పాంజలి సమర్పించెను. శ్రీ మరుపూరి కోదండరామిరెడ్డిగారు దావూదుగారి జీవితవిశేషమును తెలిపి సభను ప్రారంభించిరి. శ్రీ వెంపరాల విరావుస్వామిగారు, శ్రీ జాస్తి జగన్నాథంగారు, శ్రీ కొండవీటి వెంకటకవిగారు, శ్రీ కోసంటి దుర్గామల్లికార్జునరావు,గారు, శ్రీ జాస్తి వెంకటనరసయ్యగారు కవిగారి శక్తిసామర్థ్యమును వివరించిరి. ఆంధ్ర నలందవారు సన్మానమును చేసిరి. సువర్ణ సన్మానపత్రముతోను మాటపదారులతోను కాశ్మీరు శాలువతోను వందన తాంబూల ఫలపుష్పములతోను' గౌరవించి సత్కరించిరి. తమకు జరిగిన సన్మానమునకు శ్రీదావూదుగారు ఉచిత రీతిని సమాధానము చెప్పిరి. తరువాత అధ్యక్షులైన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావుగారు ఆంధ్ర నలందతో మొదటినుండియు తమకు సంబంధమున్నదని, ఈసంవత్సరం జరిగినంత ప్రశాంతముగా ఏ సంవత్సరము జరుగలేదని, దానికి హేతువు శ్రీ దావూదుకవిగారి సౌజన్యమే కారణమని చెప్పిరి. శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు కవిగారి నొక కావ్యమిమ్మని కోరిరి. కవిగారంగీకరించిరి. ఆంధ్ర నలంద ఆస్థానకవిని ఇద్దరు శాలువతోను వందన తాంబూల ఫలపుష్పములతో శ్రీ కాటూరి వెంకటేశ్వరరావుగారు సత్కరించిరి. శ్రీ కాకాని నరసింహారావు గురువర్యులు కాటూరి వారికి పాదాభివందనం చేసి తమకు జరిగిన సన్మానము సరస్వతిపూజగా భావించి శ్రీ సరస్వతిని ధ్యానించిరి. శ్రీ మాధవాచార్యులుగారి వందన సమర్పణతో సభ ముగిసెను. రాత్రి డాక్టరు నారాయణరావుగారు విందుచేసిరి.

రేపల్లె, జనవరి 28:—

148 వ. శ్రీ సనాతన భాగవతభక్త సమాజమును తెనాలి తాలూకా క్రాప గ్రామస్థులు శ్రీ జొన్నలగడ్డ పుల్లయ్యచౌదరిగారు వారి కుమారులు వేణు గోపాలరావుగార్లు ఆహ్వానించి వారి స్వగృహంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు.

కాంగ్రెసు సంస్థను పటిష్ఠం చేయండి

తాడికొండసభలో శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

తాడికొండ, జనవరి 28:—

కులతత్వాలతో కాంగ్రెసు సంస్థను బలహీనపర్చడం తగదని నిన్న తాడికొండ యువజన కాంగ్రెసు సంఘంవారు ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాజీ మంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి హెచ్చరించారు.

గ్రామ కక్షలను, పట్టుదలలను విడనాడి పాలకవర్గానికి సహకరించాలని ప్రజలకు సలహా యిచ్చారు.

సభకు గుంటూరుజిల్లా పరిషత్తు ఉపాధ్యక్షులు, శ్రీ షేక్‌గాలిబ్ అధ్యక్షత వహించారు. యువజన కాంగ్రెస్ తరపున శ్రీ బి. కృష్ణార్జున రెడ్డి, పరిచయ వాక్యాలు చెప్పారు.

శ్రీ ఎ. సి. ప్రభృతులను, రూరల్ బ్యాంకు వర్గ అధ్యక్షులు శ్రీ బొల్లసాంబిరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ గోగినేని వాగేశ్వరరావు, శ్రీతుమ్మల సుబ్బారెడ్డి, స్వాగతం చెప్పి పూల మాలలు వేసి సత్కరించారు. బ్యాంకులో అల్పాహారవిందు ఇచ్చారు.

కాంగ్రెసుసభ్యులు శ్రీ గణపారామస్వామిరెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి మంత్రి పదవిలోనున్న ఆనతికాలంలోనే వారు చేసిన ప్రజాసేవను ప్రశంసించారు. సభాఅధ్యక్షులు శ్రీ గాలిబ్, రాబోవు జనరల్ ఎన్నికలలో నీతినిజాయితీగలవారినే బలపర్చాలని కోరారు.

యువజన కాంగ్రెస్ వారు, మండలికాంగ్రెస్‌వారు, ఈనాండైతులు, సన్మాన పత్రాలు సమర్పించారు.

యలమంచిలి ప్రాంతంలో శ్రీ పి. వి. జి. రాజు పర్యటన

యలమంచిలి,జనవరి 29:—

ఆరోగ్య శాఖామంత్రి శ్రీ పి. వి. జి. రాజు 24వ తంగేడు గ్రామం వెళుతూ ఇక్కడ కొద్దిసేపు మాత్రం ఆగారు. మండలి కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఆకెళ్ళ శ్రీహరి, తాలూకా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ పెంటకోట సూర్యనారాయణ, పంచాయితీ ఉపాధ్యక్షుడు శ్రీ పాలపర్తి రామమూర్తి మంత్రిగారికి స్వాగత మిచ్చిసన్మాన పత్రం ఇచ్చారు. ఇక్కడ నుండి దారిలో ధర్మవరం అగ్రహారం పంచాయితీ వారు మంత్రిగారికి స్వాగత మిచ్చారు. శ్రీ మంధా భీమన్న సన్మానపత్రము సమర్పించెను. పరిషత్ చైర్మన్ శ్రీ రాజాసాగిసూర్యనారాయణరాజు వైద్యశాల నెలకొల్పుటకువాగ్దానము చేసెను. తర్వాత లింగరాజుపాలెం వెడలిరి.

లింగరాజుపాలెం గ్రామపంచాయితీ మంత్రిగారికి సన్మానము గావించిరి. నూతనముగా నెలకొల్పబడిన ప్రాథమిక పాఠశాలకు ప్రారంభోత్సవం గావించారు.

రాయవరం గ్రామ పంచాయితీ వారు సన్మానం చేశారు. వై. సూర్యనారాయణ సన్మానపత్రం చదివెను. సన్మానము నందు ప్రాథమిక వైద్య కేంద్రము నెలకొల్ప వలసినదిగా కోరిరి. రాత్రి తంగేడుకి గ్రామం వెళ్లారు.

గుణదలలో వయోజన విద్యా కేంద్రం

గుణదల, జనవరి 30: —

కృష్ణాజిల్లా గుణదలలోని హరిజన వాడలో వయోజన విద్యా కేంద్రం ఒకటి జనవరి 20వ తేదీనుంచి తాము స్వయంగా ఏర్పాటుచేసినట్లు ఆ గ్రామమునకు శ్రీ కోనేరు వెంకట్రామా రావు వ్రాస్తున్నారు.

తంతి-తపాలాశాఖ

నియామకం ప్రకారం నిర్ణయింపబడే నిమిత్తం "అర్హులైన అభ్యర్థులు" పరియు "అప్రెంటీసు" లకు పోటీ పరీక్ష 1961 మే నెలలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం సెంటర్లలో జరుగును. ఖాళీలసంఖ్య 57. ఇందులో 12 షెడ్యూల్డు కులాలకు, 6 షెడ్యూల్డు జాతులకు రిజర్వు చేయబడినవి. "అర్హులైన అభ్యర్థులు" సెక్షను నిమిత్తం, అభ్యర్థి ఒకేషనల్, లేదా ఇండస్ట్రియల్ ఇన్‌స్టిట్యూట్సులో డిప్లొమా పొందివుండి, 1—1—61 నాటికి 20 సంవత్సరములుపుండి 24 సంవత్సరములకు మించకుండ వయస్సు కలిగియుండవలెను. "అప్రెంటీస్ సెలక్షను" అభ్యర్థులు మెట్రిక్యులేషనుగాని, దానికి సమానమైన పరీక్షగాని ప్యాసై 1—1—61 తేదీ నాటికి 16 సం. వుండి, 19 సంవత్సరములకు మించకుండా వయస్సు కలిగియుండాలి.

1) నిర్ణయించిన వయోగరిష్ఠ పరిమితి షెడ్యూల్డు కులాలకు , జాతులకు, 5 సం.ల వరకు సడలించబడును.

2) రిట్రెంచి చేయబడిన సెంట్రల్‌గవర్నమెంటు ఉద్యోగులకు, స్టేటులో సివిల్ సర్వీసెస్ రేషనింగుడిపార్టుమెంటులో రిట్రెంచిచేయబడిన ఉద్యోగులకు వారు సర్వీసు చేసిన కాలము, వారి వయస్సులో నుండి మినహాయింపబడి, మిగిలిన సంవత్సరముల వయస్సు నిర్ణయించిన వయోగరిష్ఠ పరిమితికి 3 సం.ల కంటె ఎక్కువ మించని పక్షములో వారి వయస్సు వయోగరిష్ఠ పరిమితికి మించనట్లు పరిగణింపబడును.

3) పాకిస్తాన్‌నుండి వచ్చిన నిర్వాసితులకు వయోగరిష్ఠ పరిమితి 45 సం. లు. ఉద్యోగములకు నిర్ణయింపబడినజీతంస్కేలు110—4—150—ఇబి—5—180 లు. ఈ స్కేలు 'అర్హులైన అభ్యర్థులకు' 'అప్రెంటీసులకు' వర్తించును.

దిగువ సబ్జక్టులలో లిఖితపూర్వకముగా పరీక్ష జరుగును.

(1) హిందీ, ఇంగ్లీషు, లేదా ప్రాంతీయభాషలో కంపోజిషను, మరియు దస్తూరి. (2) లెక్కలు (3) జనరల్ నాలెడ్జి, వ్రాతపరీక్షలో నెగ్గిన అభ్యర్థులు నోటిపరీక్ష కుగాను తమ స్వంతఖర్చుతో హైదరాబాదు, కర్నూలు, విజయవాడ, లేదా విశాఖపట్నములలో హాజరయ్యేందుకు పిలువబడుదురు. నోటిపరీక్ష తరువాత ఫైనల్ సెలక్షను చేయబడును. నియామకమునకు ముందు, వారు గవర్నమెంటు ఉద్యోగములకు తగివున్నట్లు ఫిట్‌నెస్ మెడికల్‌సర్టిఫికెట్సు దాఖలు చేయవలెను. ట్రెయినింగ్ నిమిత్తం, నిర్ణీతమయిన కోర్సు శిక్షణ పొందవలయును.

దరఖాస్తు ఫారములు, రిక్రూటుమెంటు రూల్సు కాపీలు, పోస్టుమాస్టర్ జనరల్ ఆంధ్ర సర్కిల్, హైదరాబాద్, లేదా, డివిజనల్ ఇంజనీరు, ఫోన్సు, హైదరాబాదునుండి పొందవచ్చును. ఇందుకుగాను యాభై నయాపైసల రుసుము, ఐ. పి. ఓ. ద్వారా పి. ఎం .జి. ఆంధ్ర సర్కిల్ హైదరాబాద్, లేదా, డి. ఇ. ఎస్. టి. కర్నూలు, హైదరాబాద్,విశాఖపట్నం, లేదా డి.ఇ.పి. హైదరాబాదుకు చెల్లింపబడేటట్లు కట్టవలెను. నిర్ణీత ఫారములోనే దరఖాస్తులు తీసుకొనబడును. పూర్తిచేసిన దరఖాస్తు ఫారములు సమీపమున గల ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజి ఆఫీసులకు 10—3—61 లోగా చేరునట్లు పంపవలెను. సదరు తేదీ తరువాత చేరు దరఖాస్తులు పరిశీలించబడవు. దరఖాస్తుఫారములకు రిక్వెజిషనులు తీసుకొనబడు కడపటితేదీ 28—2—61.

(ఎం) ఎం. డెలిమా,
పోస్టుమాస్టర్ జనరల్, ఆంధ్ర సర్కిల్.
DA: 1622(6).



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పబ్లిక్ వర్క్సు శాఖ

ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ — హైద్రాబాద్—4.

టెండరు ప్రకటన

పని పేరు.	అంచనా మొత్తం	కంట్రాక్టు మొత్తం	2½% బయానాధరావతు డిపాజిటు.
తూర్పుగోదావరిజిల్లా, కాకినాడ, రమణయ్యపేటలోని విశాఖపట్నం — బి. ఎన్. ఎస్. ఏ. పి. బారక్సులో టవర్ హౌస్ లైన్సు అమర్చడం.	రు. 145275.00	రు. 122937.20	రు. 3075.00

పైన పేర్కొన్న పనికి సీలువేసిన టెండర్లు కావలెను. టెండర్లను దిగువ సంతకందారు 1961 ఫిబ్రవరి 17 వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు స్వీకరిస్తారు. వాటిని ఆదేరోజు సాయంత్రం 3—30 గంటలకు ఆయన తెరుస్తారు.

టెండరుపట్టీల ప్రతులను, కంట్రాక్టు యొక్క ఇతర షరతులను, ప్రభుత్వ ట్రెజరీలో రు. 10—20 న. పై. ల మొత్తాన్ని "ప. వ. చెల్లింపులు — 111. ఇతర చెల్లింపులు. ఏ. వ. శా. ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) డివిజను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఖాతాకు వసూళ్లు" అనే పద్దుకు జమకట్టి, చలాను తీసుకొని దానిని, హైద్రాబాద్—4, రెడ్‌హిల్స్‌లోని ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) కార్యాలయం (నెం. 11—5—44) లో 1961 ఫిబ్రవరి 15 వ తేదీ సా. 5 గంటలలోపుగా ఏదైనా పనిరోజున ఆఫీసు వేళలలో దాఖలుచేసి పొందవచ్చును.

ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) డివిజనులో నమోదుకాని కంట్రాక్టర్లకు, ఎలా ఆంధ్రప్రదేశ్ లైసెన్సింగు బోర్డునుండి పొందిన ఎలక్ట్రికల్ కంట్రాక్టరు లైసెన్సుయొక్క నకలుపైన గెజిటెడ్ అధికారి సంతకం చేయించి దాఖలు చేస్తేనేగాని టెండరు పట్టీల ప్రతులు విక్రయింపబడవు.

టెండరుదార్లందరూ, టెండరు పట్టీల కొరకు దరఖాస్తులు ఇచ్చేటప్పుడు ఆదాయపుపన్ను క్లియరెన్సు సర్టిఫికెట్లను దాఖలుచేయాలి.

(సం.) ఎం. ఏ. సత్తార్.
ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) ఆంధ్రప్రదేశ్.

శరీర మంతటిని పరిమళముతో తాజాగా ఉంచును

దేహమంతా, రోజంతా శోభావనము పొందుటకు పట్టువలె మెత్తనిది, మృదువైనది, సౌమ్యమైన ఔషధములు చేర్చబడినది మరియు తేలికైన సువాసనగలదగు కుటికురా టాల్కం పౌడరు రాసుకోండి.

కుటికురా

సౌమ్యమైన ఔషధములుగల

టాల్కం పౌడరు

ఉబ్బసము రొమ్ముపడిశము జలుబు అరికట్టు విధము

ఊపిరి బిగదీయుట, దగ్గు, శ్లేష్మము, గొంతు నొప్పి, ఉబ్బసము, రొమ్ము పడిశము, జలుబు మరియు శ్వాసజ్వరము మొదలగు వ్యాధులతో బాధపడు వేలకొలది రోగులకు ఒక పిటికి శయపడదగు వరమువేరు. అమెరికా దేశపు ఆధునిక ఔషధముతో శాస్త్రోక్తముగా తయారైన తీసుందు, గుండె, ముక్కు మొదలగు భాగములకు రక్తము ద్వారా వ్యాపించి శ్లేష్మమును హరించును. మీకు వెంటనే ఊపిరి బాగుగానడుచును. దగ్గు శ్లేష్మము తగ్గి వదిలిపోవరి నిద్రించగలరు. పూర్తిగా తృప్తి నివ్వుటకు గ్యారంటీ ఇవ్వబడిన మెండకో (MENDACO)ను మీ కెమిస్టువద్ద కొనండి.

కాంగ్రెసు వజ్రోత్సవాలు

పట్టణంలో ప్రారంభోత్సవం

విజయవాడ, జనవరి 30:—

ఉదయం 6 గంటలకు ప్రార్థనలతో కాంగ్రెస్ వజ్రోత్సవ కార్యక్రమాలకు పట్టణ కాంగ్రెస్ కార్యాలయంవద్ద ప్రారంభోత్సవం జరిగింది. పట్టణ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు శ్రీ మరుపిళ్ళ చిట్టి జండా ఆవిష్కరణోత్సవం జరిపారు. శ్రీ చిట్టిగారు నేటివరకు జర్గిన కాంగ్రెస్ చరిత్రను సంగ్రహంగా వివరించారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి శ్రీ చెన్నుపాటి రామకోటయ్య చౌదరి పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ దిట్టకవి వీరరాఘవయ్య పంతులు పట్టణ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ ముమ్మనేని వెంకట్రామయ్య శ్రీ శిరిపురపు కోటేశ్వరరావు ఉపన్యసించారు. శ్రీ చిట్టిగారి నాయకత్వం క్రింద పట్టణములోని వివిధ మండల కాంగ్రెసు సంఘములయందు వివిధ ప్రముఖ స్థలములందు ఉపాధ్యక్షుడు శ్రీ దిట్టకవి వీరరాఘవయ్య పంతులు కార్యదర్శి శ్రీ ముమ్మనేని వెంకట్రామయ్య, శ్రీ శిరిపురపు కోటేశ్వరరావు, కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ చెన్నుపాటి రామకృష్ణయ్య చౌదరి గార్లు జండాప్రతిష్ఠాపనలు జరిపారు. ఉదయం 9 గంటలకు గాంధీనగరం, సాంబమూర్తి చౌకునందు, శ్రీ నందిరాజు శివరామకృష్ణయ్యగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. శ్రీ మరుపిళ్ళ చిట్టి, శ్రీ చెన్నుపాటి రామకోటయ్య శ్రీ దిట్టకవి వీరరాఘవయ్య పంతులు శ్రీ ముమ్మనేని వెంకట్రామయ్య, శ్రీ శిరిపురపు కోటేశ్వరరావు గార్లు ఉపన్యసించారు.

సాంబమూర్తి చౌకునందు శ్రీ చెన్నుపాటి రామకోటయ్య చౌదరి గారిచే జండా ప్రతిష్ఠాపన నిర్వహించబడినది.

నేటినుండి ఫిబ్రవరి 5 వరకూ ప్రతిరోజూ, బహిరంగ సభలూ ప్రచార కార్యక్రమాలూ భారీ ఎత్తున నిర్వహించుటకు ఏర్పాట్లు గావింపబడినవి.

రాంతీర్థ బ్రాహ్మీ నూనె

(స్పెషల్ నెం. 1) రిజిస్టర్డు

మెదడు, వెంట్రుకలు రాలుట పోవు, వెంట్రుకలను పట్టువలె మృదువుగాను, కాంతిగాను నల్లగాను చేయు అపూర్వమైన హెయిర్ టానిక్. ఇది మెదడును చల్లబరచి, జ్ఞాపకశక్తిని పెంపొందించి, కండ్ల వేడిమి, నిరంతర శిరోబాధ తగ్గించును. హాయిగా నిద్ర పట్టించును.

యోగాసన చార్టు — పవిత్రమైన మా యోగాసన చిత్రపటంలో చూపిన వివిధ యోగాసనముల నిరంతర అభ్యాసమువల్ల ఆరోగ్యకరమైన మంచి శరీరదార్ఢ్యత పొందండి.

పోస్టేజితో ధర రు. 3/— లు మాత్రమే.

శ్రీ రాంతీర్థ యోగాశ్రం

దాదర్, బొంబాయి 14.

జనాభా లెక్కలు 1961

ఫిబ్రవరి 10 - మార్చి 5



ఈ తేదీలమధ్య, దేశంలోని వివిధ నగరాలలోను, మారుమూల గ్రామాలలోను, పర్వత ప్రాంతాలలోను, వన్య ప్రదేశాలలోను, సముద్రాలపైన సముద్ర తీరాలలోను వున్న యావన్మంది ప్రజలు లెక్కింపబడతారు.

ఈ లెక్కల సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 10 న ప్రారంభమై, మార్చి 1 వ తేదీన పరిసమాప్తమౌతుంది. ఈ జనాభా లెక్కలలో ఎవరూ మిగిలిపోకుండా, ప్రతి ఒక్కరూ చేర్చబడేటట్లు చేయడానికై, మార్చి 1, 5 తేదీలమధ్య మరొకసారి లెక్కించడం జరుగుతుంది. మీ కుటుంబంలోని పెద్దలు, పిన్నలు అందరూ లెక్కింపబడేటట్లు తప్పక చూడండి.

జనాభా లెక్కలు సేకరించు వుద్యోగి గురుతరమైన బాధ్యత నిర్వర్తించవలసి వున్నది. కర్తవ్య నిర్వహణలో అతనికి అన్ని విధాలా సహాయం చేయడం మన విధి.

జనాభా లెక్కల సందర్భంగా మీరిచ్చే సమాచారమంతా అతి రహస్యంగా వుంచబడుతుంది. పూర్తి రక్షణ ఇవ్వబడుతుంది.

భారత ప్రభుత్వ ప్రకటన

DA-60/643

సీతాలక్ష్మి సిల్కు చీరెలు

అనేక నూతన డిజైనుల లోను అందమైన రంగుల లోను కన్నులపండువుగా తయారుచేయబడినవి.

ఇండియా గవర్నమెంటు టెక్స్‌టైల్ కమిషనరు దల్వీయు. ఆర్. నాటు మా ఫ్యాక్టరీని, షో రూమును సందర్శించినప్పుడు వెలిబుచ్చిన అభిప్రాయము:

"ఫ్యాక్టరీ అంతా కలయచూచి, మనదేశములో ఎంతటి ఆకర్షణీయమైన సరుకులను తయారుచేయగలవో తెలుసుకొని ఆనందించాను. కొత్తగా ప్రవేశపెట్టిన డిజైనులకు చాల సంతోషించాను. అవి మన దేశంలోను, విదేశములలోను ప్రజల అభిమానములను చూరగలవని నాకు బాగా నమ్మకం కలదు." 19—1—61

"ఈ ఎంపోరియం చూచి దిగ్భ్రమచెందాను. ఇది నిజంగా దీపాల పండుగ. అందులో అనేక అందమైన రంగులలో చీరెలు ఖాతాదారుల మనస్సులు చూరగొనేట్టు ప్రదర్శింపబడినవి. నేనుకూడ వీటినికొని ఎక్కడ దివాలాలయిపోతానో అన్న భయంతో ఇక్కడినుంచి త్వరగా పలాయనం చిత్తగించటానికి ఉద్యుక్తుణ్ణి అయినాను." 20-1-61

GRAMS: ESSFLTEX.

సిల్కులలో ఉత్తమమైన వాటికి

సీతాలక్ష్మి హాల్

ఫాషన్ సృష్టికర్తలు, మాన్యుఫాక్చరర్సు,

చిక్‌పేట, బెంగుళూరు - 2. ఫోన్ : 70450 అండ్ 3010.

సీతాలక్ష్మి టెక్స్‌టైల్స్

2 నగరత్‌పేట, బెంగుళూరు - 2. ఫోన్ : 2260.

రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్ ఉత్సవాలు

బందరులో

రిపబ్లిక్ దినోత్సవము, అత్యుత్సాహముతో జరుపబడెను. ప్రభుత్వ కార్యక్రమము ఉభయ సంధ్యలా జరిగెను. ఉదయం పోలీసు పెరేడు మైదానములో, కృష్ణాజిల్లా కలెక్టరు శ్రీ రాం. కె. వేపా పతాకారోహణ జరిపి పోలీసు కవాతు ప్రదర్శనము తిలకించి వందన స్వీకారము జేసిరి. యీ ఉత్సవములో పోలీసు రిజర్వుదళాలతోపాటు, ఎన్. సి. సి, దళములు, స్కౌట్లు, గైడ్లు, కిడ్సు అండ్ బుల్ బుల్, దళాలు పాల్గొనెను.

సాయంకాలం జిల్లా కలెక్టరు ఆఫీసు ఆవరణలోని ఆరుబయలు థియేటరులో సభ ఏర్పాటు చేయబడెను. జిల్లా కలెక్టరు అధ్యక్షత వహించిరి. శ్రీ సన్నాల వేణుగోపాలరావు మున్సిపల్ ఛైర్మన్ శ్రీ మొదలి శివకామయ్య, ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపాలు, డా. ఆర్. అచ్యుతరామయ్య, శాసనసభ్యుడు, రిపబ్లిక్ స్థాపనానంతరం దేశములో జరిగిన నిర్మాణాత్మక కృషిని గూర్చి వివరించిరి.

ఉదయం, కాంగ్రెసు భవనంలో డా. అచ్యుతరామయ్య మున్సిపల్ ఆఫీసువద్ద శ్రీ గోపాలరావు పతాకోత్సవాలు జరిపిరి. పూరిలోని మూడు కాలేజీలలోనూ — హిందూ కాలేజి, ఆంధ్ర జాతీయ కళాశాల, సివిల్ ఇంజనీరింగ్ కళాశాల, యితర విద్యా, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, సోషల్ క్లబ్బులు, వారి వారి అభిరుచులకు అనుగుణంగా రిపబ్లిక్ దినోత్సవాలు జరుపుకొనిరి.

మహిళా సేవాసంఘమువారు పతాకోత్సవమూ వినోద కాలక్షేపములు జరిపి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టిరి. ప్రభుత్వ యాజమాన్యమున మున్సిపలు మెటర్నటీ సెంటరులో పేదలకు అన్నదానము జరిగెను.

జిల్లా కలెక్టరు ఆఫీసు, మున్సిపలు కార్యాలయ భవనాలు రాబర్ట్సన్ స్క్వేరు దీపాల తోరణాలతో అలంకరింప బడెను.

కొరుకొల్లులో

రిపబ్లిక్ దినోత్సవ సమయమున ఈగ్రామములో స్థానిక సమితిపాఠశాలలోని ఉపాధ్యాయులు బాలబాలికలచే వూరేగింపు జరిపిరి. వూరేగింపు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయునిచే పతాకావిష్కరణ జరిగినది. బాలబాలికలకు పప్పు బెల్లాలు, బిళ్ళలు పంచి పెట్టారు.

మధ్యాహ్నం సమితి పాఠశాలలో పంచాయితీ బోర్డు మాజీ అధ్యక్షులు శ్రీ గుడిపాడి సూర్యనారాయణగారి అధ్యక్షతన సభ జరిగింది. సభాధ్యక్షులు రిపబ్లిక్ దినోత్సవంయొక్క ప్రాముఖ్యాన్ని వివరించారు. బాలబాలికలకు ఆటలు పాటలు పోటీలు నిర్వహించబడినవి. పోటీలలో గెలిచినవారికి బ్లాకువారు పంపిన బహుమతులు శ్రీ జి. సూర్యనారాయణగారిచే యివ్వబడినవి. స్థానిక వి. ఎల్. డబ్ల్యుయు శ్రీ జి. సీతారామయ్య తదితరులు ప్రసంగించిరి. "జనగణమన" గీతంతో సభ ముగిసింది.

రాత్రి పాఠశాల పూర్వవిద్యార్థులచే "అల్లూరి సీతారామరాజు" నాటకం ప్రదర్శింపబడినది. ప్రస్తుత విద్యార్థి విద్యార్థినులచే "ప్రహ్లాద", "కన్యకు తగిన వరుడు" నాటికలు విచిత్ర వేషాలు ప్రదర్శింప బడినవి.

కాకినాడలో

కాకినాడలో రిపబ్లిక్ దినోత్సవం ప్రభుత్వ కార్యాలయా లన్నిటిలోనూ పెద్దఎత్తున జరిగింది. పట్టణ కాంగ్రెసు జరిపిన ఉత్సవాలలో టవున్‌హాలుపై శ్రీ ఎం. పళ్ళంరాజు జాతీయ పతాకం ఎగుర వేశారు. పి. ఆర్. కళాశాలలో ఆంధ్ర ప్రభుత్వ అటవీ శాఖామంత్రి శ్రీ ఎం. పళ్ళంరాజు పతాకం ఎగుర వేశారు. జిల్లా కలెక్టరు శ్రీ బి. ప్రతాపరెడ్డి ఈ ఉత్సవ నిర్వహణలో ప్రత్యేక పాత్ర వహించారు.

పట్టణంలోని పలు ప్రాంతాలలో రిపబ్లిక్ ఉత్సవం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో ఛైర్మన్ శ్రీ ఎస్. అప్పారావు జాతీయ పతాకం ఎగుర వేశారు.

రాజమండ్రిలో

రాజమండ్రిలో భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా నిన్న సాయంకాలం శ్రద్ధానంద ఘాట్‌లో పట్టణ కాంగ్రెసు ఆధ్వర్యాన బహిరంగ సభ జరిగింది. దానికి శ్రీ నలుమూరి పోతరాజు అధ్యక్షత వహించారు.

అందులో శ్రీ వేదుల జగన్నాధరావు, ముట్నూరి సోమసుందరం, దామెర్ల వెంకటరావు ప్రభృతులు ప్రసంగిస్తూ జాతీయ ప్రభుత్వమైన నెహ్రూ ప్రభుత్వాన్ని అంతా బలపరచి దేశాభ్యుదయానికి పాటుపడాలని ఉద్బోధించారు.

విజయవాడలో

విజయవాడ కోఆపరేటివ్ ట్రైనింగు ఇన్‌స్టిట్యూట్‌లో రిపబ్లిక్ దినోత్సవం జరిగింది. ప్రిన్సిపాలు శ్రీ యల్. సీతారామారావు జాతీయ పతాకం ఎగుర వేశారు.

శ్రీ అమంచర్ల గోపాలరావు అధ్యక్షతన సభ జరిగింది. సభానంతరం 'మానవుడు' నాటకం ప్రదర్శించారు.

భారత సేవక్ సమాజ ప్రాంతీయ కార్యాలయ భవనంమీద ఉత్తర సర్కార్ల ప్రాంతీయ కన్వీనర్ శ్రీ కాకాని వెంకటరత్నం రిపబ్లిక్ దినోత్సవం జాతీయపతాకం ఎగుర వేశారు.

నర్సరావుపేటలో

వరకొండప భారతరిపబ్లిక్ మహోత్సవ సందర్భములో పట్టణములోని ప్రభుత్వ భవనాల పైన విద్యాలయాలపైన జాతీయ జెండాను ఎగుర వేశారు. స్థానిక కళాశాల విద్యార్థి సైనిక దళమువారు విన్యాసాలు జరిపారు. కళాశాల ప్రిన్సిపాలు శ్రీ వి. రంగనాయకులు గారు సైనిక వందనాన్ని స్వీకరించారు.

మున్సిపల్ హైస్కూలుకు చెందిన ఎన్. సి. సి ఎ. సి. సి. స్కౌట్ విద్యార్థి దళములు పట్టణములో వూరేగింపు జరిపారు. హైస్కూలు ఆవరణలో విన్యాసాలు జరిగినవి. విద్యార్థి సైనిక వందనాన్ని స్థానిక మెడికల్ ఆఫీసరు శ్రీ యన్. వి. సుబ్బయ్యగారు స్వీకరించారు. బాలబాలికలకు మిఠాయిలు పంచిపెట్టారు.

తిలక్ బేసిక్ స్కూల్ విద్యార్థులచే ఆటల పోటీలు జరిపి బహుమతులు యిచ్చారు. శ్రీ కపిలవాయి కాశీరామారావుగారు జాతీయ జెండాలు ఎగురవేశారు.

స్థానిక కాంగ్రెస్ నాయకులు శ్రీ కాసు వెంగళరెడ్డిగారు గాంధిచౌక్‌లో జాతీయ పతాకము ఎగురవేసి ఇప్పటి వరకు జాతీయప్రభుత్వం సాధించిన అభివృద్ధిని గురించి వుపన్యసించారు. మండల కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ముద్దా అంజనేయులుగారు పిల్లలకు పిప్పరమెంట్లు పంచారు.

హైదరాబాద్‌లో

మహాత్మా గాంధి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పెక్కు సంస్థలలో నేడు ప్రార్థనలు, సూత్రయజ్ఞాలు జరిగినవి.

నేటిఉదయం సైరన్ సంకేతాన్ని పాటించి నగరంలోని పౌరులంతా రెండు నిముషాలపాటు మౌనంగా నిలబడ్డారు. గాంధీ భవనంలో కార్యాలయంలో నేటిసాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ సర్వోదయమండలివారు సూత్ర యజ్ఞం జరిపారు. అనంతరం శ్రీ బకర్ ఆలీ మీర్జా, పండిట్ నరేంద్రజీ, శ్రీ చెరుకుపాడ నరసింహంపంతులు మహాత్ముని సత్యాహింసలను గురించి ప్రసంగించారు. శ్రీ సాధు సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. శ్రీ వసంతరావు తుల్జాపుర్కార్ కొన్ని పద్యాలను చదివారు.

'రంగా భవన్' లో స్వతంత్రపార్టీవారు మహాత్మునివర్ధంతి జరిపారు. హైదరాబాద్ నగర స్వతంత్రపార్టీ అధ్యక్షుడు శ్రీ ఆర్. వి. సుబ్బారావు అధ్యక్షత వహించారు.

నర్సాపురంలో

నర్సాపురంలో రిపబ్లిక్ దినోత్సవం కడు వైభవంగా జరిపారు. సబ్‌కలెక్టర్ ఆఫీసుభవనంపై సబ్ కలెక్టర్ శ్రీ యస్. కె. మురళీధరరావు జండా ఆవిష్కరించారు.

మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ ఛైర్మన్ శ్రీ పొన్నపల్లి సుబ్రహ్మణ్యం జండా ఆవిష్కరించారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బాలబాలికలు విచ్చేశారు. వీరికి మిఠాయిలు పంచారు.

కాలేజీలో ప్రిన్సిపాల్ శ్రీ వంగూరు సుబ్బారావు జండా ప్రతిష్ఠించారు.

స్టేట్‌బ్యాంకి వారు చక్కటి ఉత్సవం ఏర్పాటు చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ వంగూరు సుబ్బారావు, సబ్ కలెక్టర్ శ్రీ యన్. కె. మురళీధరరావు పాల్గొన్నారు. శ్రీ టి. వి. మల్లిఖార్జునరావు వందన సమర్పణ చేశారు.

సాయంకాలం కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డాక్టరు పొన్నపల్లి సుబ్రహ్మణ్యం బహుమతులు పంచారు.

లలితసంగీతం ఏర్పాటుచేశారు. శ్రీ ఆర్. యస్. శివరావు కుమార్తె చిరంజీవి దేవి భరతనాట్యం జరిగింది.

పాలకొల్లులో

భారతరిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తాలూకా కాంగ్రెసు, పట్టణ కాంగ్రెసు ఆఫీసులపై జండాలు ప్రతిష్ఠించారు.

మున్సిపల్ ఆఫీసువద్ద మాజీ ఛైర్మన్ శ్రీ బొళ్ల వెంకట సుబ్బారావు జండా ప్రతిష్ఠించారు. పాఠశాలలపై జండాలు ఎగురవేశారు బాలబాలికలకు మిఠాయిలు పంచారు. ప్రభుత్వఆకార్యాలయాలపై జండాలు ప్రతిష్ఠించారు.

1960 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ చెరుకు క్రయ విక్రయ రెగ్యులేషను చట్టంయొక్క జాయింటు సెలెక్టు కమిటీ సమావేశం ఫిబ్రవరి 6 న అసెంబ్లీ భవనాలలోని కమిటీ గదిలో జరుగును.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, జనవరి 31:—

కాతాస్పీల్ ఆర్డినరీ—	రు. 146.75
ఇండియన్ ఐరన్—	రు. 24.64
వెండి (మాగ)—	రు. 207.80
బంగారం (మాగ)	రు. 121.00
ప్రత్తి జరిల్లా (ఏప్రిల్)	573.75
వేరుసెనగ (ఫిబ్రవరి)	218.00
ఆముదాలు (మే)	175.00

విజయవాడ మార్కెట్ ధరలు

విజయవాడ, జనవరి 31:—

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
నల్లపెసలు నీలాలు	47—00
మినుములు	52—00
కందులు (కొత్తవి)	34—00
„ (పాతవి)	36—00
శనగలు రెండున్నర మణుగుల బస్తా	47—00

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, జనవరి 31:—

74 కి. గ్రాములు

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—25
డి. బి. సన్నాలు „	25—50
3 మణుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు „	60—00

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, జనవరి 31:—

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—75
సావరిన్	95—25
వెండి 100 తు.	242—00
వెండి 1 తు.	2—40

మద్రాసు బులియన్ మార్కెట్

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాముల	94.00
ఎస్.ఎం.బంగారంకడ్డీ 10 గ్రాములు	123.75
మూసాబంగారంకడ్డీ 10 గ్రాములు	121.50
బార్‌సిల్వర్ కడ్డీ (కి. జి.)	212.00
చిల్లర 10 గ్రాములు	2.20

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, జనవరి 31:—

వేరుశనగపప్పు 240.86కిలో గ్రాములు కాండి	
కోరమాండల్	77.00 నుండి 77.50
పీనటు	75.00 నుండి 77.50
వేరుశనగనూనె 226.86 కిలో గ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	451.00
తిరువత్తూరు ఆముదాలు	365.00
16.5 కిలో గ్రాముల డబ్బా క్రిసప్ ఎం. ఎస్.	47.50
రాజా ఆరోస్	46.50
వేరుశనగకేకు	26.50

నేడే చూడండి

శ్రీరాజరాజేశ్వరి ఫిలింకంపెనీ

ఉషాపరిణయం

(బాణాసుర)

దర్శకత్వం-కే.బి.నాగభూషణం

గట్టి ఉక్కులో, నిమిషానికి 2" రంధ్రములను



వుల్ఫ్

హెవీ డ్యూటీ ఎలెక్ట్రిక్ డ్రిల్సు తొలువవచ్చును

పరిశ్రమకు కావలసిన మొదటి ఆగత్యతలు

- అధిక ఉత్పత్తి శక్తి
- సంపూర్ణ నమ్మిక
- నడిపే ఖర్చు తక్కువ

హెవీ డ్యూటీ WD సీరీస్

1/2" 5/8" 3/4" చక్సు సహా

35/64" 5/8" 3/4"

'ఫార్' 'షిపర్' సహా

వుల్ఫ్ విడిభాగములను, సర్వీస్, సమకూర్చగు

రేలి వుల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్‌చేత భారతదేశంలో తయారుచేయబడినవి.

హోల్ డిస్ట్రిబ్యూటర్లు:

రేలిస్ ఇండియా లిమిటెడ్. బొంబాయి, కలకత్తా, మద్రాస్

ఈ ఎక్కువ పంట పండుటలోని రహస్యము



మెజగాన్ డాక్ (ప్రైవేట్) లిమిటెడ్, ఏజంట్లు: ఛోగీలాల్ మెహర్‌చంద్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొప్రయిటర్స్ ఆఫ్ బాట్లీబాయ్ అండ్ కంపెనీ, ఫోర్ట్స్ స్ట్రీట్, బొంబాయి—1. బ్రాంచీలు: రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్, 12/20 కాన్వెంటువీధి, విజయవాడ.

లక్షలాది గృహములలో ఆనందమొసగునది

బ్రూక్ బాండ్ టీ

శ్రేష్ఠమైన లాభ టీ

బ్రూక్ బాండ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

TSB 3623

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార నియుక్తులకు ఏజంట్లు గల ప్రదేశాలలో రు. న.	పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

THE LARGEST CIRCULATED TELUGU DAILY
ఉదయం
ఆంధ్రప్రభ
ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య
ANDHRA PRABHA, VIJAYAWADA.

టెలివిజన్ ద్వారా విద్యాబోధన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:- ఢిల్లీలోవున్న హయ్యర్ సెకండరీ పాఠశాలలలో టెలివిజన్ ద్వారా, పాఠాలను బోధించడానికి సర్వసన్నాహాలు పూర్తి అవుతున్నాయి. ఇది వచ్చే జూలై నుంచి ప్రారంభం కాగలదు. టెలివిజన్‌ద్వారా ఫిజిక్స్ కెమిస్ట్రీలను బోధించడానికి ఆలిండియా రేడియో ఒక విద్యా ప్రణాళికను తలపెట్టింది.

సంపుటి: 26 సంచిక: 31 ★ విజయవాడ 2-2-1961 గురువారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

లావోస్‌లో రెండుచోట్ల బౌనోమ్ ప్రభుత్వ సైనికదళాల తిరోగమనం

గత 24 గంటలలో ఒక ప్రబల స్థావరం పాథెట్‌లావో సేనలకు కైవసమైనట్టు ప్రకటన

విద్యుత్ప్రసారాన్ని స్తంభింపజేసిన బల్లి

సంబల్‌పూర్, ఫిబ్రవరి 1:— గత శనివారంనాడు ఉదయం 11 గంటలకు హీరాకుడ్‌లోని ఫ్యాక్టరీలలో పని హఠాత్తుగా స్తంభించిపోయింది. ఫ్యాక్టరీలు మామూలుగా పనిచేస్తూ వుండగానే, విద్యుదుత్పాదకయంత్రాలు సక్రమంగా పనిచేస్తూవుండగానే విద్యుచ్ఛక్తి ప్రసారం ఒక్కమారుగా ఆగిపోయింది. ఇది ఎలా సంభవించిందో ఇంజనీర్లకు బోధపడలేదు. విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నప్పటికీ ఆఫ్యాక్టరీలకుఅందడంలేదు. గంటలతరబడి పరిశోధించగా అసలు రహస్యంబయటపడింది. విద్యుత్తంత్రులుగల పెట్టెలోనికి ఒకబల్లి దూరింది. విద్యుద్ఘాతానికి చచ్చిపోయి అది విద్యుద్వాహకార్యన్‌గా మారింది. దాని గుండా హీరాకుడ్‌లోని బ్రహ్మాండమైన యంత్రాలు ఉత్పత్తిచేస్తున్న విద్యుత్తు యావత్తూ ఫ్యాక్టరీలకు ప్రవహించడం మానివేసి సరాసరి భూమిలోనికి ప్రవహించడం జరిగింది.

టోకియోలో 8 వేలమంది డాక్టర్ల సమ్మె

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

టోకియో, ఫిబ్రవరి 1 :— ప్రభుత్వ ఆరోగ్య భీమా నిబంధనలక్రింద తాము వసూలుచేసే ఫీజును నూటికి 30 వంతులు అధికంచేయవలసిందిగాకోరుతూ, టోకియోలోని 8 వేలమంది డాక్టర్లు నిన్న సమ్మె జరిపారు. ఈ సందర్భంలో వారు నగరం దిగువ ప్రాంతములోగల పార్కులో సమావేశం జరిపారు.

రాజధాని సమీపంలో పోరులో పెక్కుమంది నిహతులైనట్టు వార్త

వియన్‌టియేన్, ఫిబ్రవరి 1:— లావోస్‌లో గడిచిన 24 గంటలలోను బౌనోమ్ ప్రభుత్వ సేనలకు రెండుచోట్ల ఘోరమైన పరాజయం సంభవించినట్టు నేడు ఇక్కడ ప్రకటించారు.

తూర్పుశామ్‌నీవా రాష్ట్రంలో బౌనోమ్ ప్రభుత్వానికి చిట్టచివరి ప్రబల స్థావరమయిన సాథై పట్టణం నిన్నటిదినం పాథెట్ లావో దళాలకు వశమైపోయింది. పట్టణాన్ని రక్షిస్తున్న రెండు ప్రభుత్వ పటాలాల సంగతి ఏమయిందో ఇంతవరకు ఎవరికీ తెలియడం లేదు.

దీనికి ఆరుగంటలు ముందు లువాంగ్ ప్రబాంగు రోడ్డుపై మువుంగ్ కాసీ ప్రాంతానికి ఉత్తరంగా విప్లవకారుల దళాలతో జరిగిన తీవ్రమయిన సంఘర్షణలో ప్రభుత్వ సేనలకు చెందిన ఆరుగురు సైనికులు చనిపోయారు. 36 మందికి గాయాలు తగిలాయి.

ఇరుకైన కొండ కనుమ దగ్గర జరిగిన ఈ సంఘర్షణలో వామపక్ష దళాలు పొదల మాటున దాగి ఇరువైపుల నుంచి ఆకస్మికంగా మోర్టార్లు బాంబులను, మర ఫిరంగులను ప్రయోగించగా, వారి ధాటికి తట్టుకొనలేక ప్రభుత్వ దళాలు వెనక్కి పారిపోయాయి. అంతట వాటిని వామపక్ష సేనలు వెన్నంటి తరిమినవి.

[తొలివార్తలు 3 వ పేజీలో]

సిమ్లాలో మంచు

సిమ్లా, ఫిబ్రవరి 1:— సిమ్లాలో మొన్నటి నుంచి నిన్న ఉదయం 2 గంటలవరకు ఒక్కరాత్రి 30 అంగుళాల మంచు ఎడతెరిపిలేకుండా కురిసింది. ఈ ఋతువులో ఇంత ఉధృతంగా ఇదివరకెన్నడూ మంచు కురియలేదు.

బెంగాల్ శాసనసభల సంయుక్త సమావేశం

ప్రతిపక్ష సభ్యులచే బహిష్కరణ

కలకత్తా, ఫిబ్రవరి 1:— పశ్చిమ బెంగాలు లెజిస్లేచర్ బడ్జెట్టు సమావేశం ప్రారంభం సందర్భంగానేడుజరిగిన ఉభయ శాసనసభల సంయుక్త సమావేశానికి ప్రజాసోషలిస్టుపార్టీ నాయకుడు డాక్టర్ పి. సి. ఘోష్ తప్ప, మిగతా ప్రతిపక్ష సభ్యులెవరూ హాజరుకాలేదు.

భారత కమ్యూనిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీసోషలిస్టుపార్టీ, సోషలిస్టు యూనిటీ సెంటర్, లోక్‌సేవక్ సంఘ నాయకులు, కొందరు స్వతంత్ర సభ్యులు ఒక పత్రికాప్రకటన గావిస్తూ, బెరుబారిలోని కొంత భాగాన్ని పాకిస్తాన్‌కు అప్పగించడానికి భారతప్రభుత్వం జరిపిన నిర్ణయంపట్ల నిరసనసూచకంగా తాము సమావేశానికి హాజరుకాలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వపు "బానిస దృక్పథం"పట్లకూడా వారు నిరసనప్రకటించారు.

ప్రభుత్వంపట్ల అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి తాము నిశ్చయించుకున్నట్లు ప్రజాసోషలిస్టు పార్టీ సభ్యులు ప్రకటించారు.

శక్తినంతా ధారపోసి తృతీయ ప్రణాళికను సాధించాలి

గవర్నర్ పద్మజానాయుడు విజ్ఞప్తి

కలకత్తా, ఫిబ్రవరి 1:— "మన సౌఖ్య సౌభాగ్యాలకు గీటురాయి" అనదగు తృతీయ పంచవర్ష ప్రణాళికను విజయవంతం గావించడానికై ప్రజలు తమ శక్తినంతా ధారపోసి కృషిచేయాలనీ, త్యాగాలకు వెనుదీయరాదనీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కుమారి పద్మజా నాయుడు నేడు లెజిస్లేచర్ బడ్జెట్టు సమావేశాన్ని ప్రారంభిస్తూ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఉద్బోధించారు.

కలకత్తా నగర సమస్యలను గురించి ప్రస్తావించి గవర్నర్ పద్మజానాయుడు ఇలా అన్నారు: "తృతీయ ప్రణాళికలోని అత్యంత ప్రమాదకరమైన బలహీనతలలో కలకత్తా సమస్యలపట్ల నిర్లక్ష్యం చూపడం ఒకటిఅనీ, ఈ పరిస్థితిని పరిష్కరించాలంటే తానే ప్రత్యక్షంగా ఆర్థిక భాధ్యతను వహించవలసివుంటుందనీ కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుందని నేను ఆశిస్తున్నాను".

హైదరాబాద్‌లో జనవరి 29 న జరిగిన కేంద్ర కుటుంబ నియంత్రణ బోర్డు సమావేశానికి కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి శ్రీ డి. పి. కర్మార్కర్ అధ్యక్షత వహించినప్పటి చిత్రం, సమావేశాన్ని రాష్ట్ర ఆరోగ్యమంత్రి శ్రీ పి. వి. జి. రాజు ప్రారంభించారు

కొత్తరకం రాకెట్

కేప్‌కెనవెరాల్, ఫిబ్రవరి 1:— ఘనపదార్థం యింధనంగా ఉపయోగించబడే కొత్తరాకెట్‌ను అమెరికావిమానదళంనేడుప్రయోగించింది. ఈ రాకెట్‌పేరు 'మైన్యూట్ మన్.' బరువు 30 టన్నులు.

అమెరికా అంతటా ఎక్కడ వీలయితే, అక్కడ రైల్వే వాగన్లమీద ఈ రాకెట్టు స్థావరాలను ఏర్పాటు చేయవచ్చు.

కేప్ కెనవెరాల్ స్థావరంలో 150 గజముల దూరంనుండి ఒక ఆఫీసరు మీటను నొక్కగానే 'మైన్యూట్‌మన్' రాకెట్ వినువీధిలోకి తుపాకి గుండువలె దూసుకుని పోయింది. ద్రవపదార్థాన్ని ఇంధనంగా ప్రయోగించే అట్లాస్, టిటాన్ రాకెట్టు ప్రారంభంలో చాలా నెమ్మదిగా భూమి నుండి పైకి లేవడం జరుగుతుంది.

"మైన్యూట్‌మన్" రాకెట్ ఎంతదూరము ప్రయాణము చేసినదీ అమెరికన్ అధికారులు వెల్లడించలేదు. కానీ, 6,300 మైళ్ళ దూరం ఈ రాకెట్ ప్రయాణం చేయగలదని తెలుస్తున్నది. అమెరికాలోని అనేక ప్రాంతాలనుండి ఈ రాకెట్ సునాయాసంగా మాస్కోనగరాన్ని చేరుకోగలదని విమానదళం ఉద్యోగి ప్రకటించారు.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

శాంటామేరియా నౌక రెసిఫీ రేవుకు చేరిక

ప్రయాణీకులకు పదిరోజుల అనంతరం ఎట్టకేలకు విముక్తి లభించనున్న అవకాశం

రెసిఫీ (బ్రెజిల్), ఫిబ్రవరి 1.— పోర్చుగల్ తిరుగుబాటుదార్లు వశపరుచుకొన్న శాంటామేరియా నౌక నేటి మధ్యాహ్నం రెసిఫీ రేవుకు చేరుకున్నది. గత పది రోజులుగా నౌకలో చిక్కుకొనివున్న 600 మంది ప్రయాణీకులకు దీనితో ఇక ఇంచుమించు విముక్తి లభించినట్టే.

అంగరువేసి పడవను యిక డాక్‌లో నిలుపడం ఒక్కటే ఇక తరువాయి.

బ్రెజిల్ ప్రభుత్వం అధికారికంగా తన అనుమతిని ప్రకటించిన తర్వాత ప్రయాణీకులను వెంటనే క్రిందికి దించివేస్తారు. ఈ సందర్భంలో అవాంఛనీయమయిన చర్య లేవీ జరుగకుండా రేవు వద్ద గట్టి బందోబస్తు చర్యలు గైకొనబడినట్లు రెసిఫీ రేడియో ప్రకటించింది.

ప్రయాణీకులలో కొంతరు మనోధైర్యాన్ని కోల్పోయి, ఇంచుమించు పిచ్చిపట్టిన స్థితిలో ఉన్నారట. తిరుగుబాటు నాయకుడు కెప్టెన్ గాల్వావోతో సంభాషణలు జరిపివచ్చిన అమెరికన్ నౌకాదళాధికారి అలెన్ స్మిత్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, నౌకనుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందని [illegible] నిరీక్షించటంతో కొందరు నిజంగా మనోధైర్యాన్ని కోల్పోయారని, అన్నారు.

కెప్టెన్ గాల్వావోతో సంభాషణల అనంతరం అడ్మిరల్ స్మిత్ గెయరింగ్ డిస్ట్రాయర్ నౌకలో రెసిఫ్ రేవుకు బైల్దేరాడు. డిస్ట్రాయర్ నౌక నెమ్మది నెమ్మదిగా ప్రయాణం చేసి రేవుకు సమీపంలో చేరగానే ఒక అమెరికన్ నౌక దాని ఉపరి భాగంమీదుగా ఎగిరి అడ్మిరల్ స్మిత్‌తో వైర్‌లెస్ ద్వారా సంబంధాలు నెలకొల్పబడ్డాయి.

రెసిఫ్‌లోని కొత్త బ్రిటిష్ రాయబారి, ఇద్దరు పోర్చుగల్ ప్రత్యేకాధికారులు రియోడి జెనీరోనుంచి ఇక్కడికి బైల్దేరి వచ్చారు.

ఇక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ నౌకాసిబ్బందిని తిరుగుబాటుదార్లు తమ స్వాధీనంలోనే ఉంచుకొనబోతున్నారని ప్రకటించాడు. బ్రెజిల్‌లోని తన ప్రస్తుత నివాసస్థలమైన సావ్‌పాలోనుంచి జనరల్ డెల్గాడో నిన్ననే ఇక్కడికి వచ్చాడు.

సిబ్బందిని అధీనంలో ఉంచుకోవడానికి బలప్రయోగం జరుపుతారా అని ప్రశ్నించగా "ఏలాగైతేనేం సిబ్బందిని మట్టుకు మాచేతుల్లోంచి దాటనివ్వం" అని అన్నాడు ఆయన.

శాంటా మేరియానౌక పట్టుబడికి సంబంధించిన కథనం అంతటికీ ప్రధాన నాయకుడు జనరల్ డెల్గాడో అన్న విషయం పాఠకులకు విదితమే. నౌకను స్వాధీనం చేసుకోవడంలో దానికి సంబంధించిన పథకాన్ని ముందుగా ఈయనే రూపొందించాడు.

కెప్టెన్ గాల్వావోను కలిసికొనడానికి తను ఇక్కడికి వచ్చాననీ, అయితే సమావేశం వీలుపడుతుందోలేదో చెప్పలేననీ జనరల్ డెల్గాడో అన్నాడు.

తిరుగుబాటు నాయకుడు కెప్టెన్ గాల్వావో నాయకత్వం క్రింద ప్రస్తుతం 70 మంది సాయుధ తిరుగుబాటుదార్లు ఉన్నారు. అయితే నౌకను అదుపులో పెట్టడానికి వీరు సరిపోకపోవచ్చునని జనరల్ డెల్గాడో అన్నాడు.

ప్రయాణీకులను రెసిఫీ రేవువద్ద దించి వేసి కెప్టెన్ గాల్వావో నౌకను తన అధీనంలో ఉంచడానికి బ్రెజిల్ కొత్త ప్రెసిడెంట్ క్వాడ్రాస్ అనుమతించవచ్చునని పూర్తిగా విశ్వసిస్తున్నానని కూడా జనరల్ డెల్గాడో అన్నాడు.

కాంగోలీస్ సైన్యానికి పూర్వపు బెల్జియన్ స్థావరాల అప్పగింత

భద్రతాసంఘం సమ్మతిలేనిదే జరగరాదని బ్రస్సెల్స్‌కు శ్రీ హామర్‌షెల్డ్ హెచ్చరిక

మిత్రరాజ్యసమితి కార్యాలయం, న్యూయార్క్, ఫిబ్రవరి 1— లోగడ తన అధీనంలోవున్న సైనికస్థావరాలను కాంగోలీస్ సైన్యానికి అప్పగించ దలచినట్లయితే, అది భద్రతాసంఘం అనుమతిపైనే జరగాలని సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ బెల్జియం ప్రభుత్వాన్ని నేడు హెచ్చరించారు.

సమితిలోని బెల్జియం ప్రతినిధికి సైనిక విధంగా సూచిస్తూ శ్రీ హామర్‌షెల్డ్ జనవరి 21 వ తేదిని పంపిన లేఖ నేడు ప్రకటింపబడింది.

కాంగోలోని పూర్వపు బెల్జియన్ స్థావరాల ప్రతిపత్తిని మార్చడం విషయమై రాయబారాలు జరుగుతున్నట్లు సమితిలోని తన ప్రత్యేక ప్రతినిధి నుంచి వార్త వచ్చిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

శ్రీ హామర్‌షెల్డ్ పేర్కొన్నది కామినా, మటాడీ స్థావరాలను గురించే అయివుండాలని పరిశీలకులు తలపోస్తున్నారు.

కామినా, మటాడీ స్థావరాలురెండూ యిప్పుడు సమితి సేనల అజమాయిషీలో వున్నవి. ఆస్థావరాలలోని సైనిక సామగ్రి కూడా సమితి బలాల రక్షణలో వుంది.

ఈ స్థావరాల మార్పును గురించి మామూలుగా 'తొలి' చర్చలుగాక ముఖ్యమైన సంభాషణలు జరుగుతూ వుంటే సమితికి బెల్జియం ముందుగా తెలియజేసి వుండేదనే తాను ఆశించానని కూడా శ్రీ హామర్‌షెల్డ్ పేర్కొన్నారు.

కరాచీకి ఎలిజబెత్ రాణి ఆగమనం

విమానాశ్రయంవద్ద అయూబ్ ఖాన్‌చే స్వాగతం

కరాచి, ఫిబ్రవరి 1 :— ఎలిజబెత్‌రాణి, డ్యూక్ ఆఫ్ ఎడింబరోలునేటి ఉదయం అహమ్మదాబాద్‌నుంచి, కరాచీకివిమానంలో చేరుకొన్నారు. వారి విమానం, విమానాశ్రయంలోకి దిగగానే 21సార్లు తుపాకులు పేల్చబడినాయి. పాకిస్తాన్ ప్రెసిడెంటు అయూబ్‌ఖాన్ వారికి స్వాగతమివ్వడానికి ముందుకు వెళ్లారు., ఆయన, తన మంత్రులను వారికి పరిచయం చేసిన పిమ్మట, ఎలిజబెత్‌రాణి,డ్యూక్‌ఆఫ్‌ఎడింబరోలు, ప్రెసిడెంటు భవనానికి కారులోవెళ్లారు.

"సిబ్బందిని విడుదల చేయడం జరుగదు"

జనరల్ డెల్గాడో ప్రకటన

(ఆంధ్ర ప్రభకు ప్రత్యేకం)

రెసిఫ్, ఫిబ్రవరి 1:— శాంటా మేరియా నౌకనుంచి ప్రయాణీకులను మాత్రమే తప్ప సిబ్బందిని విడుదల చేయడం జరుగకపోవచ్చు. పోర్చుగల్ ప్రతిపక్ష నాయకుడు జనరల్ హంబర్టో డెల్గాడో నేడు

తృతీయప్రణాళిక తుది ముసాయిదా

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 :— తృతీయ ప్రణాళిక తుది ముసాయిదా మార్చి ఆఖరు నాటికి ప్లానింగు కమిషను తయారు చేయగలదని తెలుస్తున్నది. 26 అధ్యాయాలుకల తృతీయ ప్రణాళికా ముసాయిదాను ప్లానింగు కమిషనులోని ఆ యా ఉపసంఘాలు త్వరితగతిని తయారు చేస్తున్నాయి.

మార్చి నాటికి తుది ముసాయిదాపూర్తి అయిన అనంతరం ఏప్రిలు నెలలో జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో చర్చిస్తారు. మేనెం ప్రారంభంలో కానీ, ఏప్రిలు చివరకానీ పార్లమెంటుకు సమర్పించటం జరుగుతుంది.

లావోస్‌పై ఆగ్నేయాసియా కూటమిలో విభేదాలు

నాలుగున్నర గంటలపాటు చర్చలు జరిగినప్పటికీ ఎటూ నిర్ణయించలేని పరిస్థితి

('ఆంధ్రప్రభకు ప్రత్యేకం') బాంగ్‌కాక్, ఫిబ్రవరి 1:— రోజు రోజుకు విషమిస్తున్న లావోస్ పరిస్థితిపై ఆగ్నేయాసియా కూటమి రాజ్యాల ప్రతినిధులు నేడిక్కడ నాలుగున్నర గంటలపాటు సమావేశమై చర్చలు జరిపినప్పటికీ ఇదమిత్థమైన ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తున్నది.

లావోస్ పరిస్థితిపై, స్పష్టమయిన నిర్ణయానికి రాలేకపోవటం అటుంచి ఆగ్నేయఆసియా కూటమిలోనే ఒకవిధమయిన ప్రతిష్టంభన ఏర్పడింది. దీనితో మొత్తం రక్షణకూటమి భవిష్యత్తుకే ప్రమాదంఉన్న సూచనలు కన్పిస్తున్నాయి.

నాలుగున్నరగంటలపాటు చర్చల అనంతరం ఆగ్నేయ ఆసియాకూటమి కార్యదర్శి పోట్‌శరాసిన్ పత్రికావిలేఖరులతో మాట్లాడుతూ, లావోస్ పరిస్థితిపై తామేమీ వ్యాఖ్యానించలేనని స్పష్టంచేశారు.

'లావోస్‌గురించి మేమింకా పరిశీలిస్తూనే వున్నాము. త్వరలోనే ఒక నిర్ణయానికి రాగలమనే ఆశ వుంది' అని శరాసిన్ అన్నారు.

గతవారం పత్రికావిలేఖరులతో మాట్లాడుతూ, నేడు జరిగే ఆగ్నేయఆశియా కూటమి రాజ్యాల సమావేశములో లావోస్‌గురించి స్పష్టమయిన నిర్ణయంచేసుకోవడం జరుగుతుందని పోట్‌శరాసిన్ ప్రకటించిన విషయం తెలిసినదే. ఆగ్నేయఆసియా కూటమి రాజ్యాల పరిశీలకులను తమ దేశానికి పంపాలని లావోస్‌లోని ప్రిన్స్ బౌనోమ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై నేటి సమావేశంలో ఏదో ఒక నిర్ణయం జరుగవలసి వుండేది. గత వారం పోట్‌శరాసిన్ కూడా యిదే మాట అన్నారు.

ఆగ్నేయ ఆసియా కూటమి ఎటూ నిర్ణయించలేకపోవడం థాయిలెండు, ఫిలిప్పీన్సు ప్రభుత్వాలకు ఆశాభంగం కలిగించింది.

ఇంతవరకు జరిగిన చర్చలవల్ల ఆగ్నేయాసియా కూటమి రాజ్యాలలో విభేదాలున్నాయనేది బుజువయింది. మార్చి 27 వ తేదీన మంత్రుల స్థాయిలో జరిగే సమావేశంలో ఈ విభేదాలు గురించి చర్చించి తేల్చివేస్తారు.

నేడు జరిగిన సమావేశంలో ఒక్క లావోస్ వ్యవహారంపైనే, చర్చించలేదని ప్రతివేళా జరిగే సమావేశాలతోపాటు నేడు చర్చలు జరిగినందున నాలుగున్నర గంటలపాటు సమావేశం జరిగిందని, పోట్ శరాసిన్ అన్నారు. కొద్దిరోజులలో ఆగ్నేయాసియా కూటమి రాజ్యాల ప్రతినిధులు మరల సమావేశం కానున్నారు.

బర్మా సైన్యం దాడులకు తాళలేక, ఉత్తర లావోస్ థాయిలెండు దేశంలోకి తలదాచుకోవడానికి వస్తున్న కొమింటాంగ్ సైనికుల గురించి నేటి సమావేశంలో చర్చించలేదని పోట్‌శరాసిన్ మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ వెల్లడించారు.

బాబూజీ

"ఈ నెలకు 28 రోజులేగా. క్రికెట్ టెస్టుపోటీకి సీజన్ టికెట్ కొనుక్కుంటే మునిగిపోయేదేముంది?"

బెంగుళూరుకు కేంద్ర ఇరిగేషన్ మంత్రి రాక నేడే

నదీజలాల వివాదంపై మైసూరు ప్రభుత్వంతో చర్చలు జరపగలరట

(ఆంధ్రప్రభ విలేఖరి) బెంగుళూరు, ఫిబ్రవరి 1:— కృష్ణా జలాల పంపిణీ వివాదం గురించి మైసూరు ప్రభుత్వంతో చర్చించడానికి కేంద్ర ఇరిగేషన్ మంత్రి హాఫీజ్ మహమ్మద్ ఇబ్రహీమ్, డిప్యూటీమంత్రి శ్రీ జై సుఖ్‌లాల్ హాథీ రేపు బెంగుళూరుకు రానున్నారు.

కృష్ణా, గోదావరి జలాల పంపిణీపై 1951లో కుదుర్చుకున్న ఒడంబడిక చెల్లనేరదని మైసూరు ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ ఒప్పందానికి తాను కట్టుబడి ఉండబోమని తిరిగి సవరించాలని పదేపదే మైసూరుప్రభుత్వం ప్రకటిస్తున్న విషయం తెలిసినదే.

నాగార్జున సాగర్‌వద్ద కొత్త నిర్మాణాలు జరుగకుండా ఆపుదలచేయాలని ఇటీవల మైసూరు ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. మైసూరు పబ్లిక్‌వర్క్సుమంత్రి శ్రీ చెన్న బసప్ప స్వయంగా ఢిల్లీకిపోయి కృష్ణా గోదావరీజలాలపై తమ ప్రభుత్వ వైఖరిని వివరించి వచ్చారు.

నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం జోక్యం గలిగించుకోవాలని ఇదిసాధ్యంకాని పక్షంలోసుప్రీమ్‌కోర్టుకు నివేదించడానికి అనుమతి ఇవ్వాలని కూడా మైసూరు ప్రభుత్వం కోరింది.

కృష్ణానది పరీవాహక ప్రదేశంలో ఉన్న మైసూరు రాష్ట్ర ప్రజల జనాభా, ప్రజల వెనుకబడిన స్థితిని దృష్టిలో పెట్టుకొని తిరిగి నదీజలాల పంపకం జరగాలని మైసూరుప్రభుత్వం వాదిస్తున్నది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈవాదాన్ని తిరస్కరించింది. 1951 ఒడంబడిక 25 సంవత్సరాల వరకు అమలులో ఉండాలని ప్రారంభంలోనే నిర్ణయించబడిందని, అందుచేత మధ్యలో ఈ ఒడంబడికను సవరించడం న్యాయసమ్మతం కాదని వాదిస్తున్నది.

మైసూరు వాదాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బలపరుస్తున్న విషయం తెలిసినదే.

ల్యానాపట్టణానికి అదనపు సైనికదళాలు

కాటంగా ప్రభుత్వంచే తరలింపు

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 1 :— ఇక్కడికి నైరుతంగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యానా పట్టణాన్ని పునరాక్రమించుకొనడానికిగాను కాటంగా ప్రభుత్వం 30 లారీలలో అదనపు సైనిక దళాలను తరలించినట్లు తెలుస్తున్నదని మిత్రరాజ్య సమితి ప్రతినిధి ఒకరు నేడు వెల్లడించారు.

కొద్దివారాలుగా ల్యానాపట్టణం పూర్తిగా బలూబా తిరుగుబాటుదార్ల అధీనంక్రింద ఉంటున్నది.

సైనికులను మోసుకువెళుతున్న జీపులు అనేకం నిన్న లుబుడీ వద్ద కానవచ్చినట్లుకూడా సమితి వర్గాల వార్తలు తెలుపుతున్నాయి. లుబుడీ అనే పట్టణం కామినా సైనిక స్థావరాలనుండి ఎలిజబెత్‌విల్లీకి వెళ్ళే రైలుమార్గంలో ఉన్నది.

అమెరికన్ కమ్యూనిస్ట్ నాయకుని మృతి

న్యూయార్క్, ఫిబ్రవరి 1 : అమెరికాలో కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ యూజీన్‌డెన్నిస్ నేడు ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు 55 ఏళ్లు. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంగా వుంటున్నారు.

అమెరికా రాకెట్ ప్రయోగం:

రోదసీయాత్ర చేసిన చింపాంజీ తిరిగిరాక

ఈ ప్రయోగం పూర్తిగా ఫలిస్తే ఏప్రిల్‌లో మానవయాత్ర సాధ్యపడగలదట

కేప్‌కెనావెరల్, ఫిబ్రవరి 1— రోదసిలోనికి పంపిన చింపాంజి సజీవంగా వున్నట్లు, కులాసాగా కూడా వున్నట్లు జాతీయ వైమానిక, రోదసీయాత్రల నిర్వహణ శాఖ నిన్న ప్రకటించింది.

ఈ చింపాంజీని ఒక గోళంలోవుంచి, ఆగోళాన్ని రాకెట్‌తో రోదసిలోనికి పంపించారు. పది అడుగుల గోళమిది. ఈ గోళం అనుకున్న దానికంటె 130 మైళ్ళు దిగువను భూమికి చేరింది. దీనిని పట్టుకుని, గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం తెల్లవారుజాముని రెండుగంటల 41 నిమిషాలకు, జోనా అనే ఓడపైకి తెచ్చారు.

రోదసీయాత్ర జరిపి వచ్చిన చింపాంజీకి "హామ్" అనే మరొక పేరు కూడా వున్నది.

తొలి వార్తలు

మగ చింపాంజీని ఒక దానిని అమెరికా ఇవాళ రోదసిలోనికి పంపించింది. రోదసీయాత్ర కార్యక్రమంలో ఒక భాగం ఈ ప్రయోగం.

ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతం అయినట్టు తేలితే ఏప్రిల్ తొలిరోజులలోనే మానవుని రోదసీయాత్ర జరగవచ్చు.

ప్రయాణం సందర్భాన చింపాంజీ "పరిస్థితి సంతృప్తికరంగా వున్నట్లు" యంత్ర సాధనాలు సూచించినవి.

ఈ చింపాంజీ వున్న "మెర్క్యురీ" గోళం అనుకున్నదానికంటె 40 మైళ్లు ఎత్తుకు, 150 మైళ్ళ ప్రయాణం చేసింది. గంటకు 4 వేలమైళ్ళ వేగంతోగాక ఐదువేల మైళ్ళవేగంతో ప్రయాణం చేసింది.

నెంబరు 65 అని పిలుస్తున్న ఈ చింపాంజీ 37½ పౌండ్ల బరువున్నది.

రోదసిలో ప్రయాణ సందర్భాన బరువులేని స్థితిలో ఇది నాలుగున్నర నిమిషాలపాటువున్నది.

వైద్య పరీక్ష

రోదసీయాత్రచేసి వచ్చినచింపాంజీని వైద్యులు తీవ్రంగా పరీక్షిస్తున్నారని అమెరికా శాస్త్రజ్ఞులు తెలియ చేశారు.

చింపాంజీ కులాసాగా వున్నట్లు కనుపిస్తున్నదని తొలి ప్రకటనలు తెలియచేస్తున్నవి.

మునిసిపాలిటీలకు కేంద్రంలో ప్రత్యేక శాఖ

బొంబాయి మహాసభ తీర్మానం

బొంబాయి, ఫిబ్రవరి 1 :— మునిసిపాలిటీల వ్యవహారాల నిమిత్తం, కేంద్రంలో ప్రత్యేకంగా ఒక శాఖను నెలకొల్పాలని అఖిలభారత మునిసిపాలిటీల మహాసభ నేడు తీర్మానించింది. పట్టణాలలో ఆరోగ్య పరిస్థితులను బాగుపరచడానికి డాక్టర్ కర్మార్కర్ ఆధ్వర్యాన జరుగుతున్న కృషిని ప్రశంసిస్తూ, మునిసిపల్ వ్యవహారాలు కూడా ఇదేశాఖకు అప్పగించినప్పుడు పరిస్థితి ఎంతో బాగుపడగలదని తీర్మానంలో పేర్కొన్నారు.

ఫిబ్రవరి 8 వ తేదీన ఢిల్లీకి భూటాన్ మహారాజా రాక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1.— భూటాన్ మహారాజా ఫిబ్రవరి 8వ తేదీన కలకత్తానుంచి ఇక్కడకు వస్తారు.

ఆయన రాజధానిలో వుండే వారం రోజులలో భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు.

ఫిబ్రవరి 15వ తేదీన ఆయన మద్రాసుకు బయలుదేరి వెళ్తారు. బెంగుళూరు, మైసూరు, బొంబాయి నగరాలను, జాతీయరక్షణ అకాడమీని కూడా ఆయన సందర్శిస్తారు.

భూటాన్ ప్రధాని శ్రీ జిగ్మేడోర్జీ, ముఖ్య కార్యదర్శి శ్రీ ఫిన్లే, మరి ఆరుగురు ఇతర ఉద్యోగులు కూడా ఆయన వెంట వున్నారు.

ఏలక్కాయ, లవంగము
తాంబూలములకు
ఇప్పుడు అక్కరలేదు.
రూచి (BMCH)
సుగంధ ద్రవ్య సముదాయము
అన్ని కిరాణా కొట్లలో దొరుకును.
కిళ్లీకొట్లలో వాడబడుచున్నది.
నానాకాస్మటిక్సు, విజయవాడ-2.

నేషనల్ డెయిరీ రీసర్చి ఇన్‌స్టిట్యూట్, బెంగుళూరు-1.

1—4—61 నుంచి 31—3—62 వరకు ధాన్యములు, నూనెపిట్టు, వెట్ బ్రూవరీపిట్టు (2) మేత (3) మిస్‌లేనియస్ స్టోరులు (1) పోరు పెర్‌స్టోరులు (2) గ్లాస్‌వేర్ (3) పేపరు (4) కాటన్ గన్నీస్టోర్సు (5) కలప సప్లయికి (4) పశువులు మిస్‌లేనియస్ స్టోరుల వేలముకు సీల్డు టెండర్లు "స్టోర్సుకు సర్వీసులకు టెండరు" అని సూపర్ స్క్రయిబ్‌చేసి, బెంగుళూరు—1 హోసూరు రోడ్డు, నేషనల్ డెయిరీ రీసర్చి ఇన్‌స్టిట్యూట్ పరిరన్‌ట్‌జివల్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌చార్జి అడ్రసుకు 20—2—61 సా. 3గం. వరకు చేరునట్లు, నిర్ణీతఫారములలో ఈ ఇన్‌స్టిట్యూటు అప్రూవుడు జాబితాలోని కంట్రాక్టర్ల నుండి కోరబడుతున్నవి. టెండరు ఫారములు 13—2—61 నుంచి 18—2—61 వరకూ రెండు రోజులుసహా ఆఫీసు రోజులలో ఉ.11గం. మొదలు మ. 3 గం. వరకు, ఒక్కొక్కదానికి రు 1—02న. పై వంతున చెల్లించి పొందవచ్చును. (ఏ) ఐటమ్ 1,2 కు (బి) ఐటం 3 కు (సి) ఐటం 4కు టెండరు ఫారములు విడివిడిగాకొనుక్కోవలెను. టెండర్లు పెట్టదలచిన వారు 1961 — 62 సం.కు ఇన్‌స్టిట్యూటు అప్రూవుడు కంట్రాక్టర్ల జాబితాలో తమపేర్లు నమోదు పరచుకొనుటకు 1959—60 సం.కు ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెటు 10-2-61 లోగా — ఆఫీసర్ — ఇన్‌చార్జికి దాఖలు చేసుకొనవలెను. ఇంకను వివరములు కావలసినచో పై ఆఫీసులో ఆఫీసు రోజులలో అగ్రిమెంటు ఏగ్రైరా కాపీ చూచుకొనవచ్చును.

డిపి—557 (22) 60.

టెండరు నోటీసు

విజయనగరం మునిసిపాలిటి

1961—62 సం.కు (1) స్టేషనరీ సామాను సప్లయి (2) ప్రింటింగ్, బైండింగ్ పని (3) ఐండ్లకు, జంతువులకు నంబరింగ్‌ప్లేట్ల సప్లయి వగైరాలకు నిర్ణీతఫారములో టెండర్లు 24—2—61 సా. 4 గం. వరకుతీసుకొనబడును. 1, 2, 3 ఐటములకు టెండరు షరతులతోసహా, ఫారములఖరీదు ఒక్కొక్క సెట్టుకు విడివిడిగా రు 1— వంతున మునిసిపల్ ట్రెజరీలో చెల్లించి దరఖాస్తు మీదపొందవచ్చును. 1వ ఐటముకు టెండరు డిపాజిట్టు రు 50— సం. 2,3 ఐటములకు ఒక్కొక్కదానికి రు 25—

(సం) పి. నాగభూషణరావు, కమీషనరు.

టెండరు నోటీసు

ముద్దనూరు పంచాయతీ సమితి,
కడపజిల్లా.

ముద్దనూరు పంచాయతీ సమితి బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరుగారిచే ముద్దనూరు సమితి టీచరు గూడ్సు సెంటరుకు సుమారు రు.4,000 ఖరీదుచేయువట్టి ఈ దిగువ షెడ్యూలులో కనబరచిన మెషినరీ సప్లయికి సీల్డు టెండర్లు కోరబడుతున్నవి. టెండర్లు 10—2—61 తేది సాయంత్రము 4 గంటలవరకు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు గారిచేస్వీకరింపబడి 5 గంటలకు తెరువబడును. టెండరు దాఖలాచేయు వారు రు. 100—ఎర్నెస్టు మనీ ధరావత్తు ముద్దనూరు పంచాయతీ సమితి ఫండుకు జమ్మలమడుగు ట్రెజరీలో జమకట్టవలెను, లేదా యం. ఒ. ద్వారా బి. డి. ఒ.గారికి పంపవలెను. టెండరుతోపాటు వారి రసీదును జతపరచిపంపవలెను. నిరాకరింపబడిన టెండరుదార్లకు పదరు సొమ్మును దరఖాస్తుపై తిరిగి వాపసు చేయబడును. అంగీకరింపబడిన టెండరుదారు చెల్లించిన డిపాజిటు టెండరు సప్లయి పూర్తి అగువరకు తిరిగివాపసు చేయబడదు. ఈ మొత్తముపై వడ్డీ ఏమియూ ఇవ్వబడదు.

టెండరు ఏకారణము చూపించకుండగనే అంగీకరించుటకుగాని, నిరాకరించుటకుగానిసర్వహక్కులు బ్లాకు డెవలప్ మెంటు ఆఫీసరు గారికి యున్నవి. షెడ్యూలులో చూపబడిన మిషనరీ 15—3—61లోపల సప్లయి చేయ వలయును.

షెడ్యూలు :—
1. Pattern Shearing Machine (Hand operated).
2. Pattern grading pantograph (Hand Operated).
3. Sole leather rolling machine 35 c.m. with frame hand operated.
4. Sole leather splitting Machine (Hand Operated).
5. Sole Trimming Machine (Hand Operated).
6. Heel Lift cutting press (Hand Operated).
7. Channeling machine (Model no 479) or Hand operated.
8. Punching and Eyeletting machine (Hand Operated).
9. Hand Operated warning and Spooling apparatus electrically heated.

(సం.) బి. రంగారావు, బి. ఏ.,
బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసర్,
ముద్దనూరు.

ప్రకటన

రేలంగి పంచాయతీ.

పశ్చిమ గోదావరిజిల్లా తణుకు తాలూకా రేలంగి పంచాయితీ తాలూక్కు 1961—62సం. నకు వారపుసంత, రోజు వారిసంత, మరియు కార్లు స్టాండులలో ఫీజులు వసూలు చేసుకునే హక్కు వేలం ది.16—2—61 తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలనుండి సా:5 గం.వరకు రేలంగి పంచాయితీ ఆఫీసువద్ద సదరు పంచాయితీ ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారిచేగాని వారిచే అనుమతిపొందిన వారిచేగాని బహిరంగముగా వేలము వేయబడును. యితర వివరములు పంచాయితీ ఆఫీసు పనిచేయుకాలమునందు తెలుసుకొనవలెను.

(సం) యం.యండి.నూరుద్దీన్,
ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళ విదియ
1961 ఫిబ్రవరి 2, గురువారం
విదియ తె. 5—14 వరకు
మఖ రా. 2—39
వర్జ్యం ప. 1—14 నుండి 3—01 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 2, గురువారం

సమితి కర్తవ్యం

కాంగోలో కల్లోల పరిస్థితి విమానాలనుంచి బాంబులు వర్షించడం వరకూకూడ పోయింది. కాటంగా రాష్ట్రాధినేత షోంబీ తరఫున జరిగిన పని ఇది. ఉత్తర కాటంగాలో లుముంబా పక్షపాతుల ప్రాబల్యం హెచ్చుగా, వారిని గెలువడం చేతగాని షోంబీకి ఇదే శరణ్యంగా కనిపించింది.

ఇతనికి విమానాలెక్కడివని శంకించనక్కరలేదు. కాంగో కేంద్రప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఇతనికి ఆదినుంచీ బెల్జియం అనేక రకాల మద్దతు ఇస్తూనేఉన్నది. అసలు, బెల్జియం ఆసరాతోనే ఇతడీ తిరుగుబాటుకు పూనుకోడం జరిగిందికూడ. చేరువలో, బెల్జియం అధీనంలో ఉన్న రువాండా - ఉరుండీనుంచి విమానాలు ఎగిరివచ్చి యథేచ్ఛగా పైనచెప్పిన దాడులు చేశాయి.

కాంగో వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోడం విరమించవలసిందని భద్రతాసంఘం బెల్జియంను ఏనాడో కోరడం జరిగింది. కాని, బెల్జియం ఆ కోర్కెను మన్నించలేదు. కాంగోలో భద్రతాసంఘ తీర్మానాలను అమలుజరిపించడానికి పనికట్టుకొని వచ్చిన సమితి ప్రతినిధివర్గం ఇంతవరకు బెల్జియంచేత ఆ పని చేయించలేకపోయింది. అదేకాదు; సమితి ప్రతిష్ఠను నిలుపబెట్టగల ఇంకే పనినీకూడ వారు ఈనాటివరకూ సాధించలేకపోయారనే చెప్పాలి.

అయినా, కాంగోలో సమితి కార్యక్రమ నిర్వహణకోసం ఒక పటాలాన్ని పంపవలసిందిగా సమితి ప్రధానకార్యదర్శి హామర్షెల్డు ఇండియా ప్రభుత్వాన్ని కోరాడు. ఇండియా ఇంతకు పూర్వం కాంగోకు కొన్ని సేవా కార్యక్రమాలకు సంబంధించిన దళాలను మాత్రమే పంపింది. ఇప్పుడు హామర్షెల్డు కోరుతున్నది సమరాంగణంలో పోరాడనేర్చిన సైనిక పటాలం.

కాని, కాంగోలో సమితి తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేక పోతున్నప్పుడు, హామర్షెల్డుకోరిన పటాలాన్ని ఇండియా పంపి ఏమి ప్రయోజనం? సమితి అసమర్థ విధానం పట్ల అసమ్మతి సూచకంగా యునైటెడ్ అరబ్ రిపబ్లిక్కు, ఇండొనేషియా, మాలీ, గినియా, మొదలైన రాజ్యాలు తామిదివరలో పంపిన దళాలను కాంగోనుంచి ఉపసంహరించి వేసుకోడానికి నిశ్చయించుకున్నవి. ఇండియాకూడా అలా చేయవలసినదే నిజానికి. కాని, ఎలాగైనా సమితి కార్యక్రమం సక్రమపంథాలో పడేటట్లు చూడాలన్న కోర్కెతో ఆ తొందర అడుగు తాను వెయ్యలేదు.

ప్రధానంగా ఆఫ్రికన్ రాజ్యాలకు చెందిన సైనిక దళాల సహాయంతోనే సమితి కాంగోలో తన బాధ్యతలు నిర్వర్తించాలని మొదట్లో ఆశించబడింది. కాని, సరియైన పద్ధతిలో ఆ బాధ్యతలు నిర్వర్తించబడకపోవడంతో, ఆఫ్రికన్ రాజ్యాల సహకారం సమితికి క్రమంగా లేకుండాపోయింది. ఎవరి సైన్యాలను వారు ఉపసంహరించుమంటే హామర్షెల్డు చేయగలిగేది ఇక ఏమీ ఉండదు. అందుకనే, తనకు కావలసిన పటాలాలు మీరు పంపండంటే మీరు పంపండని వివిధరాజ్యాలవారిని అర్థిస్తున్నాడు.

కాంగోలో శాంతి పరిస్థితులు నెలకొనడానికి అనువైన విధానం సమితి ఇకనైనా అవలంబించగలదని నిష్కర్షగా తేలితే తప్ప, వివిధ రాజ్యాల సహకారం పొందదగిన యోగ్యత సమితికి ఉండదనే చెప్పాలి. కావుననే ఈ విషయంలో సూటిగా కొన్ని ప్రశ్నలు సమితిని అడగదలచుకున్నది ఇండియా ప్రభుత్వం.

కాంగోలో శాంతి సంస్థాపన జరగాలంటే మొట్టమొదటగా జరగవలసినపని - సమితి సేనలను గాక ఇతరసేనల నన్నింటినీ నిరాయుధం చెయ్యడం. మొబుటూసేనాని సేనలను తక్క ఇతర సేనల నన్నింటినీ నిరాయుధం చెయ్యాలని ప్రెసిడెంటు కసావుబూ కోరుతున్నాడు. ఇది ఎంతమాత్రమూ ఒప్పుకోదగినది కాదు. మొబుటూ సేనలు, షోంబీ సేనలు, — అన్నింటిని కూడా నిరాయుధం చేసితీరవలసినదే. అప్పుడుగాని, కాంగో సమస్యను నిష్పాక్షికంగా పరిష్కరించడం సాధ్యపడదు.

సైన్యాలన్నీ నిరాయుధం కావడంతోపాటుగా, కాంగో వ్యవహారంలో పరాయి రాజ్యాల జోక్యం పట్టుదలతో మాన్పించి వెయ్యాలి. ఏరాజ్యమూ స్వతంత్రించి సైనికసహాయం కాంగోకు అందివ్వడానికి సిద్ధపడరాదు. ఏ సైనికసహాయమైనా సమితిద్వారా అందవలసినదే.

ఈ రెండుపనులూ జరిగినప్పుడు, ఇక తక్కినపని సుకరమే. రాజకీయ ఖైదీల నందరినీ విడుదలచేసి, కాంగో పార్లమెంటును సమావేశపరచడానికి ఇక ఎలాంటి అవరోధాలూ ఉండవు. కాంగో భవిష్యత్తును కాంగో పార్లమెంటుద్వారా నిర్ణయింపజేయడం కంటె ఉత్తమ మార్గం వేరొకటిలేదు. ఈ కార్యక్రమం శక్తిసామర్థ్యాలతో సమితి నిర్వహించేటట్లు చెయ్యడమే ఇపుడు తక్షణం జరగవలసిన పని.

భద్రతాసంఘం తిరిగి సమావేశమై కాంగో సమస్యను చర్చిస్తూ ఉన్నది. ఈ పర్యాయమైనా వెనుకటి అసమర్థ విధానానికి స్వస్తి చెప్పబడుతుందనీ, పైన సూచించిన మార్గాన సమస్య పరిష్కారమయ్యేటట్లుగా హామర్‌షెల్డ్‌కు సుస్పష్టమైన కార్యనిర్దేశం చెయ్యబడుతుందనీ ఆశిస్తున్నాము. అపుడు ఇండియాయే కాదు, అన్ని రాజ్యాలుకూడ ఈ మహత్కార్యంలో సమితికి సంతోషపూర్వకంగా సహకారం అందిస్తాయి.

శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసు

ఉపముఖ్యమంత్రి శ్రీ కె.వి. రంగారెడ్డిచే ప్రారంభోత్సవం

(శ్రీకాకుళం, ఫిబ్రవరి1:—

శ్రీకాకుళంజిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు నేడు ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

రిజిస్ట్రేషన్‌శాఖ ఇన్‌స్పెక్టర్ జెనరల్ శ్రీ జి. సత్యనారాయణ స్వాగతం చెప్పారు. విశాఖజిల్లా రిజిస్ట్రార్ ఆఫీసునుండి విడకొట్టి ఈ ఆఫీసు ఏర్పాటుకు ఇప్పటికి వీలైందన్నారు.

శ్రీ రంగారెడ్డి మాట్లాడుతూ కొన్నిశాఖలు చెడ్డ పేరును సంపాదిస్తున్నవనీ,అందరు అధికార్లు సత్ప్రవర్తనపరులై, దేశఉన్నతికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రజలుకూడా సక్రైనమార్గాలను అనుసరించాలన్నారు.

శ్రీ బి. కూర్మన్న, శ్రీ పి. ఎస్. నారాయణ మాట్లాడారు.

విశాఖజిల్లా రిజిస్ట్రార్ శ్రీ సి.వి.శేషయ్య వందన సమర్పణచేశారు. శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ శ్రీ సి. నరసింహస్వామి ఉత్సవ ఏర్పాట్లు బాగా చేశారు.

మహబూబాబాద్, జనవరి 29:—

రైల్వే స్టేషన్ నుండి డోర్నకల్‌లోకి తారు రోడ్డు వేయడానికి రు. 14,000 మంజూరైనట్లు తెలుస్తున్నది. త్వరలో పని ప్రారంభం కావచ్చు.

సింహళ యాత్ర చేసిన విజయవాడ మహిళలు.

సింహళ యాత్ర: మా అనుభవాలు

రచన:
శ్రీమతి ముప్పా చంద్రవదనాదేవి

మేము అనగా ఇరవైమంది మహిళామండలి సభ్యులం 1960 డిశంబరు 21 తేదీన ఈ విజయవాడలో బయలుదేరి సింహళయాత్ర చేశాం. చిరకాలంనుండి మన భారతదేశముతో అవిచ్ఛిన్న సంబంధమును కలిగియున్న సింహళులను, వారి ప్రభుత్వమును, నాగరికతను, తదితర దైనందినజీవితమును, అందుగల విశేషములను చూచి వారికిని మనకునుగల సంబంధమును ఇంకను పెంపొందించుటయే మాఉద్దేశం. ఇందు మాకు కలిగిన అనుభవాలను మనవారికి పరిచయం చేయుటకై ఈ వ్యాసం ఉద్దేశించబడియున్నది.

కొలంబో ఒక పురాతనపట్టణం. సుమారు మదరాసు అంత ఉండును. ఇందు ముఖ్యమైనది ఓడరేవు. ఇది అనుకున్నంత ఆకర్షణీయంగా లేకపోయినా ప్రపంచమందలి ముఖ్యరేవులలో ఒకటిగా దీని ప్రాముఖ్యం మరువరానిది. పట్టణంలో ఒకపెద్దవీధి బహువిశాలంగా వుంటుంది. ఇందు ఒక భాగమును ఫోర్టు అంటారు. ఇందు పెద్ద భవనములు సుందరంగా ఉంటాయి. మిక్కిలివిలువగల వర్తకం అంతా ఇచ్చటనే జరుగుతుంది. మిగిలిన బజారు మదరాసులోని చైనా బజారువలె ఉంటుంది. ఇక మిగిలిన పట్టణం పురాతనత్వాన్నే చాటుతూ ఇరుకు వీధులతోనే ఉంటుంది. ఇచ్చట అన్ని దేశాల ప్రజను చూడవచ్చు. ఈ పట్టణంలో చక్కని విశేషమును చూచినాము. అదేమంటే—ఈ దేశ ప్రజలు నిరసవృత్తులను ఒల్లరా అనిపించేటట్టు ఒక్క పెద్ద హోటళ్ళలోతప్ప మరి ఎవరి ఇండ్లలోను పనిమనుష్యులు ఉండరు. ఎంత ధనవంతులైనా ఇంటిపనులన్నీ ఎవరికి వారే చేసుకుంటారు. ఇది చక్కని ఆదర్శమే అనిపించిరది. ఈ పట్టణమే వీరి రాజధాని. బండార్ నాయకే గృహమును చూచి ఆనందించాము. ఆ భవనం ముందుగల ఉద్యానవనం బహుసుందరంగా ఉంటుంది. ఇచ్చట యింకనూ చూడవలసిన వాటిల్లో బొటానికల్ గార్డెన్సు ముఖ్యము. ఇందు పలురకముల జంతువులు, పూలవృక్షములు ఉంటాయి. బహుసుందరంగా వుంటుంది. పట్టణంలో సైకిళ్ళు బహుస్వల్పం. బండ్లు అసలే లేవు. ప్రతివానికీ చివరికి చాకలివానితో సహా కారు ఉండితీరుతుంది.

కొలంబోలో ఇంకను పేర్కొనదగిన స్థలాలు "కారన్‌వాన్ ఆఫీసు, కార్గిల్ షాపులు, జ్యాయలరీ షాపులు" అతి సుందరంగా ఉంటాయి. పేపర్ బ్రైమ్ఫు కంపెనీ, చిట్టిగూడ్సు పోర్బరు చూడదగినవి.

25 డిశంబరు ఉదయం తొమ్మిది గంటలకు కెనడీ వెళ్ళితిమి. అచ్చటినుండి కాలివరు వెళ్ళితిమి. కాలివరులో బండార్‌నాయకే సమాధిని దర్శించితిమి. దేశమంతటా కొబ్బరిచెట్లు బహు సుందరంగా ఉంటాయి. దేశమే ఒక పెద్ద ఉద్యానవనమా అనిపించింది. మార్గంలో దాంగొవోయిటా అనే స్థలం తగిలింది. అచ్చట ఆదివారం సంత. సింహళులు మనవారేకాని వేరు కారు. ప్రజలున్ను మనకంటె భిన్నులు కారు. పైగా మనకంటే కూడా భూమధ్యరేఖకు సమీపమువారుగాన కొంచెము నలుపుఎక్కువే అని చెప్పవలెను. ఎక్కువ సుందరులు కారు. అట్లని నీగ్రోలవలె వేరుగా తోచరు. పురాణసాంప్రదాయములు ఈ రెండును ఏకఖండముగా చాటుటయే గాక, అశోకునివల్ల ఈ దీవికి బౌద్ధమతము వచ్చుట మిక్కిలి స్పష్టముగా గోచరించును. చిత్తూరు రాణి పద్మిని ఈ సింహళరాజకుమారి యని కొన్ని చరిత్రలలో పేర్కొనబడినది. గాన అనాదిసిద్ధమైన ఈ రెండు దేశాల సాంప్రదాయములు అవిచ్ఛిన్నములు, అభేదములు. సిగిరియా చేరితిమి. ఇచ్చటినుండి డాంబుల్లా వెళ్ళినాము. ఈ మార్గములో అంతటా రబ్బరుతోటలు చక్కని ఆరణ్యములవలె ఉంటాయి. పనివారు పనిచేస్తూ ఉంటారు. రబ్బరుపాలు తీయుట, రబ్బరుఉత్పత్తి చూడదగినపరిశ్రమలు. టీతోటలు బహుసుందరంగా ఉంటాయి. కోకోచెట్లు మన దేశమున లేనివి. ఈ కాయలు మన బొబ్బాసికాయలవలె నుండి వచ్చగా చారలుగల దొనకాయల రంగులో ఉంటాయి. వీనిలోని గింజలను తీసి వానినుండి కోకోను తయారు చేస్తారు. ఈ పంటలు చాలా ధనాదాయాన్ని ఇస్తాయి. మార్గములో మిరియాలతోటలు మమ్ము ఆశ్చర్య పరిచాయి. అట్టి అపురూపపు పంటను చూడగా మాకు ఆనందం కలిగింది. ఈ లాటి అపురూపమైన పంటలకు, ఐశ్వర్యములకు తావలమైనవి మనహిందూసముద్రపుదీవులని గర్వించినాము. ఈ తేయాకు మొదలైన పంటలు చక్కని కొండనాలులలో పెరుగుతాయి. ఇచటి కొండలు దీనికి మధ్య భాగమున ఉన్నవి. తీరములకు హాలుప్రదేశములుగా వ్యాపించినవి. ఈ పర్వతములు కొండలు, రాళ్ళగుట్టలు కావు. చక్కని మన పురాతన గ్రామములలోఉండే పాటిమట్టివంటి మట్టిదిబ్బలు. రాళ్ళు ఎక్కడా కానరావు. ఆ మట్టి మిక్కిలి సారవంతమైనది. బంగారు పంటలకు తావలమైనది. ఇచటి పలురంగుల పుష్పజాతులు వర్ణనాతీతములు. కొన్ని పుష్పములను సేకరించి తెచ్చినా, వానిపేరులను చెప్పలేనిస్థితిలో అవ్యక్తానందమునే అనుభవించినాము. టీమొక్కలు మొదలైనవి మచ్చునకు తేవలె ననుకొన్నా వానిపై ప్రభుత్వ ఆజ్ఞలుచాలా కట్టుదిట్టమైనవి. మేము ముందుగా అట్టి ప్రభుత్వ ఆమోదము పొందవలెనని యెరుగము. వానిని తేలేకపోయినాము. మాకు మార్గములో పుల్విహార్ అను స్థానమొకటి తటస్థించినది.

ఇచ్చట పూర్వము ఒక క్రూరుడైన ప్రభువు ఉండేవాడట.ఆయన నేరస్థులను నిర్దాక్షిణ్యముగా స్తంభములకు అంటకట్టించి చర్మము ఒలిపించేవాడట. ఇచట ఇప్పుడు అట్టిచర్మములను ఒలుచుటవంటి పనులు చేయుచున్నట్లు విగ్రహములున్నవి. వానిని చూచినప్పుడు నిజముగా క్రూరదృశ్యమును చూచుచున్నట్లే బాధపడినాము. ఆ కాలమున నిజముగా ఆ చిత్రవధలను చూచిన ప్రజలు ఎట్లు భరించిరో, ఆ నాటి పాలకులెంతటి కఠినహృదయులో— మాకు భీతావహమయినది.

26 వ డిశంబరు తేదీని వాతలెను చూచి తిరిగి కెనడీకి చేరినాము. ఇచ్చట రబ్బరు ఫ్యాక్టరీని చూచినాము. ఈ పట్టణములో వస్తువులన్నియు మన దేశముతో పోల్చిచూచుకుంటే మిక్కిలి మిక్కిలి చౌక. కాని మనము మాత్రము ఏమియు కొని తీసుకు రా వీలులేదు. అచ్చట వాడుకొని తిరిగి ఆ దేశంలోనే విడిచి రావాలి. కొలంబోలో కూడా వస్తువులు చౌకగానే ఉన్నాయి.

ఈ దీవిలోని నదులలో మహావేలిగంగ ముఖ్యమైనది. దీని పొడవు 270 మైళ్ళు. గంబొళా జలపాతము ముఖ్యముగా చూడదగినది. ఈ దీవియందు మన హిందూదేవాలయములు బౌద్ధవిహారములును కూడా ఉన్నవి. కాని హిందూ దేవాలయములు హాని వైభవము మన దక్షిణ ఇండియా, ఉన్నంత ప్రబలముగా ఉండవు. హిందూ బౌద్ధ మతములున్నను క్రైస్తవు లెక్కువ. అందునా రోమను కేథలిక్కులు ఎక్కువగా కనుపింతురు. మొత్తముమీద అన్ని విషయములందును సింహళము మనదేశముతో సారూప్యతను గలిగియున్నది. 29 డిశంబరు కొలంబోతో బయలుదేరి మదరాసు జేరి మా సింహళయాత్రను ముగించితిమి.

కవిత్వంద్వారా భావవిప్లవం రేకెత్తించిన మహాధీరుడు

: x :

కవిరాజు రామస్వామి సంస్మరణోత్సవాలలో పలువురు ప్రముఖుల జోహార్లు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) గుడివాడ, ఫిబ్రవరి 1—

కవిరాజ సాహిత్య విహార వార్షికోత్సవం, కవిరాజు శ్రీ రామస్వామి స్మరంత్యుత్సవాలు మునిసిపల్ మిడిల్‌స్కూల్ ఆవరణలో అతివైభవంగా జరిగినవి.

కుమారి అన్నపూర్ణ, చిరంజీవి పాణి "వందేమాతరం" పాడిన పిమ్మట కవిరాజ సాహిత్య విహారాధ్యక్షులు శ్రీ త్రిపురనేని శివప్రసాదరావు కవిరాజుగారి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ, కవిరాజుగారు కుల, మత వివక్షత లేకుండా ఉదారంగా అందరకూ సహాయమొనర్చే వారన్నారు. శ్రీ యం. సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీ కొడాలి కేశవరాయుడుగార్లు కవిరాజ కృతులలోని పద్యాలను శ్రావ్యంగా పాడారు. విహార కార్యదర్శి శ్రీ యర్రోజు మాధవాచార్యులు నివేదికను సమర్పించారు.

పార్లమెంటు సభ్యులు, బౌద్ధ వాఙ్మయ బ్రహ్మ శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య ప్రారంభోత్సవం గావిస్తూ,రామమోహనరాయ్, దయానంద, వీరేశలింగంగార్లవలె కవిరాజుగారు సంఘంలో కవిత్వం ద్వారా భావ విప్లవం రేకెత్తించిన మహాధీరుడనీ, కాల్చుట, నరుకుట, సాగగొట్టుట మొదలైన వానిచే బంగారం మెరుగెక్కినట్లు, కవిరాజు పెక్కు కష్టాలకు లోనై, ఘర్షణల నెదుర్కొని నిగ్గుతేలిన సంస్కర్తయనీ, తుదిరోజులలో జాతీయోద్యమంలో చేరిన దేశభక్తుడనీ జోహార్లర్పించారు.

సభాధ్యక్షులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు తమ ఉపక్రమణ వచనాలలో ఆర్థిక, సాంఘిక విప్లవాలవలె, కవిరాజు భావవిప్లవాన్ని కల్గించారనీ, బాల్యంనుండి తుదిఘడియల వరకు దేశ కాలస్థితులను గమనించి గతానుగతికంగా అంధప్రాయంగా పోతున్న ప్రజా జీవితమును మేల్కొల్పి అంధవిశ్వాసము, మూఢాచారములయెడ కత్తిఝుళిపించి భారత, రామాయణాది పురాణ గ్రంథములలోని అసంబద్ధ విషయాలను నిర్భయముగా విమర్శించి ఖండించారన్నారు. హేతువాదపురస్కృతమైన కవిరాజ ప్రబోధ సాహిత్య సర్వస్వమును ప్రచారము చేయబూనిన కవిరాజ సాహిత్య విహారము వారికృషి మనసా అభినందించ దగినదన్నారు.

శ్రీ విద్వాన్ విశ్వం 'కవిరాజు తెనుగు'ను గూర్చి మాట్లాడుతూ, అందులోగల జీవము, చేవ, కందం అందచందములను వివరించి, కవిరాజ సరియైన కవిరాజు అయునది సరియైన తెలుగు భాష అంటూ ఆయన ఉపయోగించిన భాషను సోదాహరణముగా వివరించారు. శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి "కవిరాజ నాకునేర్పినది" అను అంశంపై తమ వ్యాసాన్ని చదివారు. శ్రీ కొండవీటి వెంకట కవి "కవిరాజ భగవద్గీతను" గూర్చి ఉపన్యసించారు.

శ్రీ కొడాలి దామోదరయ్య 'కవిరాజుగారి భావ విప్లవం" గూర్చి మాట్లాడారు.

శ్రీ గోపరాజు రామచంద్రరావు (గోరా) గారు 'కవిరాజ ఆస్తికుడా — నాస్తికుడా" అను విషయముపై మాట్లాడుచూ గతానుగతికలోకః నలోకః పారమార్థికః అనుభావమును మనస్సు నందుంచుకొని కవిరాజు హేతువాద దృష్టిని కల్గించుటకు తమ జీవితమంతా వినియోగించారన్నారు.

శ్రీ పలిశెట్టి పట్టాభిరామిరెడ్డి కవిరాజుగారిపై ప్రశంసా పద్యాలు పాడారు.

శ్రీమతి ఎర్నేని శేషమాంబ తానురచించిన కవిరాజ స్తుతిమాలను చదివారు. శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య (కవి) గారు కవిరాజుగారి కవిత్వమును గూర్చి సంగ్రహంగా మాట్లాడారు.

కవిరాజ సాహిత్య విహార ఉపాధ్యక్షులు శ్రీ గోపరాజు సాంబశివరావుగారు సభ విజయవంతము కావాలని కోరుతూ వచ్చిన సందేశాలను చదివి వినిపించారు. కార్యదర్శి శ్రీ సూరపనేని శోభనరావుగారి వందన సమర్పణతో సభ ముగిసినది.

సభానంతరం అతిథుల గౌరవార్థం సాహిత్య విహార కోశాధికారి డాక్టరు త్రిపురనేని వెంకటేశ్వరరావుగారు తమ భవనంలో విందుచేశారు.

కమ్యూనిస్టు పార్టీ సిటీ కౌన్సిల్ తీర్మానాలు

హైదరాబాద్, ఫిబ్రవరి1 :—

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు రు 21 లక్షల ప్రభుత్వగ్రాంటును ఉపసంహరించి నందుకు కమ్యూనిస్టుపార్టీ సిటీకౌన్సిల్ ఒక తీర్మానంలో నిరసించింది.

ఇటీవల జరిగిన సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ఇవాళ విడుదల చేశారు.

నిజాం ట్రస్టునిధులను దుర్వినియోగంచేశారనే సమాచారంపట్ల పార్టీ విచారాన్ని వెలిబుచ్చింది.

కార్పొరేషన్లకు ఎక్కువ అధికారాలుండాలి

: x :

గ్రాంట్లు సంపాదించుటమే స్థానికస్వపరిపాలన కాజాలదని కేంద్రమంత్రి శ్రీ పాటిల్ సూచన

(మన విలేఖరి) బొంబాయి, ఫిబ్రవరి 1 —

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సార్థకమై ఫలప్రదం కావాలంటే గ్రామాలలో దానివ్రేళ్లు పాదుకొనాలనీ, ఇందుకోసం ప్రజాస్వామిక వికేంద్రీకరణ అవసరమని కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి శ్రీ యస్. కె. పాటిల్ నిన్న ఇక్కడ అఖిలభారత పురపాలకసంఘాల సమావేశానికి అధ్యక్షతవహిస్తూ వక్కాణించారు.

దీనికోసమే పంచాయతీ రాజ్య విధానం అమలు చేయబడుతున్నదని, అయితే ఈ విధానంలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు మొదలైనవాటి ప్రాధాన్యం తగ్గిపోతే అది గుర్రానికిముందు బండిని పెట్టటమే అవుతుందని ఆయన హెచ్చరిక చేశారు.

స్థానిక స్వపరిపాలనకుగల హక్కులకు బాధ్యతలకు పురపాలక సంఘాలు శిఖరాలవంటివని స్థానిక స్వపరిపాలన అనేది ఒక్క గ్రామాలలో మాత్రమేలేదని అధికారులకు నచ్చచెప్పవలసిన అవసరం ఉన్నదని శ్రీ పాటిల్ అన్నారు.

స్థానిక స్వపరిపాలన అంటే గ్రాంటులు స్వీకరించటమేకాదని అధికమైన అధికారాలు పొందటానికి స్థానిక స్వపరిపాలన సంఘాలు ప్రయత్నించాలని కూడ ఆయన సూచించారు.

ప్రజాస్వామ్యాన్ని ఒక లక్ష్యానికి సాధనంగాకాక, జీవనవిధానంగానూ, కేవలం రాజ్యాంగ విధానంగా మాత్రమేకాక క్షేమమైన విధానంగానూ ప్రజలుగుర్తించి అనుసరించాలని ఈ సందర్భంలో ఆయన అన్నారు.

"కేంద్ర,రాష్ట్ర, స్థానిక స్థాయిలలో కేవలం ప్రభుత్వవిధానంగా మాత్రమేకాక, అన్నిరంగాలలోనూ మనజీవనవిధానంగా ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలి" అని ఆయన వక్కాణించారు.

రెండురోజులు జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్యమంత్రి శ్రీ డి. పి. కర్మార్కర్ ప్రారంభోత్సవం జరిపారు. దేశంలోని అనేక ముఖ్య నగరాల మేయర్లతోసహా మొత్తం 1200 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. పట్టణ, నగర పరిపాలనను నిర్వహించే అధికారులు ముందుగా తమ సొంత గృహాలను చక్కదిద్దుకోవాలని శ్రీ కర్మార్కర్ సూచించారు.

అత్యవసరంకాని ఖర్చులలో పొదుపుగా వుండడం, బకాయిలను ఖచ్చితంగా సకాలంలో వసూలు చేయడం, పన్నులు విధించడంలో లోపాలను తొలగించడం వంటి అనేకవిధాల పట్టణాలు, నగరాల పరిపాలనలను అభివృద్ధిచేయవచ్చునని కూడా ఆయన సూచించారు.

అనంతరం ఈ సమావేశం టౌన్ ప్లానింగును గురించి మశూచి నివారణను గురించి, భిక్షుక సమస్యను గురించి చర్చించింది. టౌన్ ప్లానింగ్ యంత్రాంగం సర్వత్రా ఒకేవిధంగా ఉండాలని భావిస్తూ ఈ విషయాన్ని పరిశీలించటానికి బెంగుళూరు, బొంబాయి, ఢిల్లీ, హైదరాబాద్, కాన్పూరు కార్పొరేషన్ల కమీషనర్లతో ఈ సమావేశం ఒక సంఘాన్ని నియమించింది.

మశూచి నివారణకు టీకాలు వేయటం మొదలైన కార్యక్రమాలను ప్రారంభించవలసిందిగాను, వయోజనులై అంగవైకల్యం లేనివారు భిక్షకవృత్తికి దిగటాన్ని నేరంగా పరిగణిస్తూ శాసనాలు చేయవలసిందిగాను ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

మునిసిపల్ కార్పొరేషన్ల శాశ్వత సంఘం స్థాపనకు నియమావళి తయారు చేయటంకోసం బొంబాయి, ఢిల్లీ, మద్రాసు మేయర్లతో ఒక ఉపసంఘం నియమించబడింది.

ఈ సమావేశానికి సందేశం పంపుతూ ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ స్థానిక స్వపరిపాలన అతిముఖ్యమైనదనీ, ప్రజాస్వామ్యానికి అది పునాది అని అన్నారు. వైస్—ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్, పలువురు గవర్నర్లు, కేంద్ర రాష్ట్రమంత్రులు రాజకీయ నాయకులు మొత్తం 50 మంది ఈ సమావేశానికి తమ సందేశాలు పంపించారు.

శ్రీ సి. రాజగోపాలాచారి తమ సందేశంలో ఇలా అన్నారు : "భారత దేశంలో స్థానిక స్వపరిపాలనకు ఒకప్పుడు గొప్ప భవిష్యత్తు ఉన్నది. కాని కేంద్రీకరణ దానిని ధ్వంసం చేసింది. ఢిల్లీ క్రమంగా రాష్ట్రాల అధికారాలను సంలీనం చేసికొంటున్నది. ఈ పరిస్థితులలో పురపాలక సంఘాలుగానీ స్థానిక పరిపాలనా సంఘాలుగానీ స్థానిక స్వపరిపాలనా వాతావరణాన్ని నిలబెట్టగల అవకాశం ఎక్కడున్నది ?"

"వస్త్రాల విధానాన్ని స్పష్టీకరించాలి"

అఖిలభారత కాంగ్రెసుకు శ్రీ ప్రగడ కోటయ్యసూచన

విశాఖపట్నం, ఫిబ్రవరి 1:—

ఆంధ్ర చేనేత పనివారల కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్య మంగళవారం నాడు మాట్లాడుతూ, అఖిల భారత కాంగ్రెసు సంఘం ఎన్నికల ప్రణాళికలో వస్త్రాల విధానాన్ని స్పష్టీకరించాలన్నారు.

వేపాడ పల్లంపూడిలో జిల్లా చేనేత పనివారల సభకు శ్రీ కోటయ్య ప్రారంభోత్సవం జరిపారు. ఆంధ్ర హ్యాండ్ లూమ్ వీవర్స్ కో—ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ శ్రీ ఆర్. జగన్నాథరావు అధ్యక్షత వహించారు.

శ్రీ యర్రా రామారావు స్వాగతం చెప్పారు. శ్రీ ఆర్. హనుమంతరావు వందన సమర్పణ చేశారు.

జిల్లా చేనేత కాంగ్రెసు సంఘానికి క్రింది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు : అధ్యక్షుడు శ్రీ ఆర్. జగన్నాథరావు, ఉపాధ్యక్షులు : శ్రీ కె. సూకరాజు, శ్రీ ఆర్. హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి : శ్రీ వై. రామారావు, జాయింట్ సెక్రెటరీలు : శ్రీ ఎస్. స్వామిబాబు, శ్రీ జి. రాములు.

బీహార్ శాసనసభల సభ్యుల సమావేశం

ఫిబ్రవరి 6 వ తేదీన ఏర్పాటు

పాట్నా, ఫిబ్రవరి 1:—

బీహార్ గవర్నర్ డాక్టర్ జకీర్ హుస్సేన్, ఫిబ్రవరి 6 వ తేదీన 11 గంటలకు రాష్ట్ర ఉభయ శాసనసభల సభ్యులను సమావేశపరచడానికై ఒక ప్రకటన కావించారు. ముఖ్యమంత్రి చనిపోవడంవల్ల ఇదివరకు అనుకొన్నట్లుగా ఆనాడు ఉభయ శాసనసభల సమావేశం కాక, ఉభయశాసనసభల సభ్యులసంయుక్త సమావేశం మాత్రం జరుగుతుంది. సభ్యుల సమావేశంలో గవర్నర్ ఉపన్యసిస్తారు.

కాంగ్రెసులో అనైక్యతకు నిరసనగా నిరశనదీక్ష

(మన విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 1 :—

కాంగ్రెసులోను, పరిపాలనలోను గల వర్గ రాజకీయాలకు నిరసనగా శ్రీ శంకరరావు గైక్వాడ్, గాంధీభవన్ ఎదుట నిరశనదీక్ష ప్రారంభించారు.

ఈయన హరిజనుడు. లోగడ కార్పొరేషన్‌లో కాంగ్రెసుపార్టీ సభ్యుడు. గత మునిసిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెసు అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీచేసినందుకుగాను నగర కాంగ్రెసు సంఘం ఈయనను పార్టీనుంచి తొలగించింది. ఆ ఎన్నికలో ఈయన అధికార కాంగ్రెసు అభ్యర్థిపై ఓడిపోయారు.

రాష్ట్రకాంగ్రెస్ అధ్యక్షుల కార్యదర్శుల సమావేశం

అమృతసర్, ఫిబ్రవరి 1 :—

ఫిబ్రవరి 10, 12వ తేదీలలో ఇక్కడజరుగనున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల కార్యదర్శుల సమావేశం, జలంధర్‌కు మార్చబడినట్లు జలంధర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జ్ఞాన్‌చంద్ నేడు ప్రకటించారు.

వేంసూరుపంచాయితీ అధ్యక్ష ఎన్నిక

వేంసూరు, ఫిబ్రవరి 1.—

మధిర తాలూకా వేంసూరు గ్రామపంచాయతీ బోర్డు ప్రెసిడెంటు వైస్‌ప్రెసిడెంట్ల ఎన్నిక జరిగినది. ప్రెసిడెంటుగా శ్రీ అలవాల వాసుదేవరావు, వైస్‌ప్రెసిడెంటుగా శ్రీ కోసపాటి జగన్నాథరావుగార్లు ఎన్నుకోబడ్డారు. పై యిద్దరు కాంగ్రెసు సభ్యులని గ్రామ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ వరిటాల నారాయణరావు వ్రాస్తున్నారు.

తటస్థవిధానం బలంలేని బడుగు రాజ్యాలకేనట!

: x :

జపాన్ ప్రధాని నిర్వచనంపై పార్లమెంటులో పెద్దగల్లంతు

టోక్యో, జనవరి 31 :—

తటస్థ విధానాలు బలహీనమైన చిన్నదేశాలకే తగినవి కాని, జపాన్ వంటి దేశానికి తగినవి కావని ప్రధాని ఇకేడా నిన్న పార్లమెంటులో ప్రకటించినప్పుడు సభ్యులలో పెద్ద గందరగోళం చెలరేగింది.

శ్రీ కాటో కాంజా అనే ఒక సోషలిస్టు సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాని ఇకేడా పై విషయాన్ని ప్రకటించారు.

శ్రీ ఇకేడా జపాన్ విదేశాంగ విధానాన్ని పై విధంగా నిర్వచించినప్పుడు సభ్యులు ఆయన్ను వెక్కిరిస్తూ గందరగోళం చేశారు.

సోషలిస్టు సభ్యుడు శ్రీ కాటో కాంజా సభావేదికపైకి పరుగెత్తుకునివెళ్ళి ఇండియా, ఇండొనీసియా, బర్మాల వంటి దేశాలు తటస్థ విదేశ విధానాన్ని అనుసరించడానికి నిర్ణయించగా, ఆదేశాలను బలహీనదేశాలుగా ఎంచి ప్రధాని మాట్లాడడం అనుచితంగా ఉన్నదని తీవ్ర విమర్శ చేశారు.

జపాన్‌లోని అమెరికాసేనలు లావోస్ యుద్ధంలో జోక్యం కలగజేసుకుంటున్న వన్న ఆరోపణను ఖండించడానికి విదేశాంగమంత్రి శ్రీ కొసాకా ప్రయత్నించగా, సభ్యులలో గందరగోళం మిక్కుటమై ఆయన మాటలను ఎవరూ వినిపించుకోలేదు.

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 1:—

వేరుశనగపప్పు 240.86కిలోగ్రాములు కాండి	
కోరమాండల్	76.50 నుండి 77.00
పీనటు	75.00 నుండి 75.50
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు. గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	451.00
తిరువత్తూరు ఆముదాలు	365.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్యాన్	
ఎం. ఎస్.	47.50
రాజా అరోన్	46.50
వేరుశనగకేకు	26 50

మద్రాసు బులియన్ మార్కెట్

సవరన్ (చిల్లర ధర) 8 గ్రాములు	94.50
ఎస్.ఎం.బంగారంరెడీ 10 గ్రాములు	123.35
టూనోబంగారంరెడీ 10 గ్రాములు	121.00
బార్‌సిల్వర్ రెడీ (కె. జి.)	210 50
చిల్లర 10 గ్రాములు	2.20

లావోస్‌లో తిరిగి యుద్ధ ప్రజ్వలన

—: x :—

వియంటియేన్, లువాంగ్ ప్రబాంగ్‌రోడ్డులో జరిగిన పోరులో ప్రభుత్వబలం వెనుకంజ

వియంటియేన్, ఫిబ్రవరి 1:—

కమ్యూనిస్టు అభిమానంగల పథేట్ లావోబలాలకు, పాశ్చాత్య రాజ్యాలపట్ల అభిమానంగల ప్రభుత్వ బలాలకుమధ్య నేడు వియంటియేన్, లువాంగ్ ప్రబాంగ్ రోడ్డుపై తీవ్రమైనసంఘర్షణ జరగడంతో కొన్నివారాలుగా ఏర్పడివున్న "అనిశ్చితశాంతి" తొలగిపోయింది.

వియంటియేన్ లువాంగ్ ప్రబాంగ్ రోడ్డుపై మిలిటరీ పోరాటంలో ఒక పాయింటుపై ప్రభుత్వ సైనిక బలాలను ఎదిరించి తీవ్రమైన పోరాటం అత్యధిక నష్టంతో తిరోగమించారు.

ఈ సంఘర్షణలో పదిమంది ప్రభుత్వ సైనికులు నిహతులైనారనీ 30 మంది గాయపడ్డారనీ తెలుస్తున్నది. గాయపడినవారిని హెలికాప్టర్ విమానాలలో వియంటియేన్‌కు గొనిపోగా ఫ్రెంచి వైద్యులు చికిత్స చేశారు.

పథేట్‌లావో బలాలు లువాంగ్ ప్రబాంగ్ నగరానికి తూర్పుగావున్న "మొంగుహిన్" స్థావరాన్ని ముట్టడించారని 'పథేట్‌లావో' వాణి పేర్కొంటూ హనోయ్ రేడియో ప్రకటించింది.

లావోస్ సైనికులు 400 మంది నిహతులైనా క్షతగాత్రులైనా వుండవచ్చుననీ పదిమంది దక్షిణ వియత్నామీస్‌తో 120 మంది ఖయిదీలుగా పట్టుబడ్డారనీ దక్షిణ వియత్నామ్ సైనికులు లొంగిపోయారని కూడా హనోయ్ రేడియో అన్నది.

హైద్రాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజి

హైద్రాబాద్, ఫిబ్రవరి 1:—

అజాంజాహి	66.00
ఉస్మాన్‌షాహి	48.00
యస్. ఎస్. కె. మిల్స్	2.75
డి. బి. ఆర్. మిల్స్	81.00
సిర్‌సిల్కు	8.04
నిజాం షుగర్	16.00
సింగరేణి కాలరీస్	10.87
సిర్‌పూర్ పేపర్	16.25
ఆల్విన్ మెటల్స్	14.00
హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్	36.75
హైదరాబాద్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్	17.50
హైదరాబాదు ఆస్‌బెస్టాస్ అండ్ సిమెంట్	4.00
బయోకెమికల్ అండ్ సింథెటిక్	3.31
వజీర్‌సుల్తాన్	31.00
రోలర్ ఫ్లోర్	3.00
తుంగభద్రా ఇండస్ట్రీస్	9.25
యన్. యస్. రైల్వే 5%	224.00
యస్. యస్. రైల్వే 6%	250.00
సిర్‌సిల్కు 6%	92.00
సిర్‌పూర్ పేపరు 6%	92.00
విజాంబర్ 7%	102.00
యస్. జి. పి. నోట్లు 3%	84.37
,, 2½%	81.37
హైదరాబాద్ స్టేట్ లోన్ 4% 1963	99.00

హైదరాబాద్ ధాన్యం మార్కెట్

హైద్రాబాద్, ఫిబ్రవరి 1:—

సన్నబియ్యం (పాతవి)	66.00నుండి77.00
,, (క్రొత్తవి)	57.00నుండి61.50
మొటక బియ్యం	51.00 ,, 52.00
ఉప్పుడు	52.00 ,, 54.50
వె 19 రి	54.00 ,, 56.00
యస్. కె. కె.	61.00 ,, 65.00
నెం. 24 రు	66.00 ,, 67.00
డి. బి.	60.00 ,, 61.00
మినుము	55.00 ,, 59.00
గోధుమ బన్సీ	55.00 ,, 65.00
జవార్ గుండు	44.00 ,, 46.00
,, బద్ద	29.50 ,, 32.50
,, పసుపు	31.50 ,, 33.00
పెసలు	50.00 ,, 53.00
పెసరపప్పు	65.00 ,, 66.00
కందిపప్పు చిన్నది	47.00 ,, 50.00
కందిపప్పు పెద్దది	55.00 ,, 59.00
మినుములు	49.50నుండి53.50
మినపప్పు	68.00నుండి71.00
శనగలు	45.50 ,, 46.50
శనగపప్పు	56.00 ,, 57.00
బెల్లం	30.00 ,, 38.00

హైదరాబాద్ రెడీ బులియన్

హైద్రాబాద్, ఫిబ్రవరి 1:—

వెండి:—	
ఓపెనింగ్	244.00
క్లోజింగ్	244.50
బంగారం:—	
ఓపెనింగ్	140.50
క్లోజింగ్	140.37

హైద్రాబాద్ ఫార్వర్డు మార్కెట్

హైద్రాబాద్, ఫిబ్రవరి 1:—

రేటీరేట్లు:—	
ఆముదాలు	63.00
ఆముదం	15.75
వేరుశనగ కోర్స్	77.00
వేరుశనగ క్యాండీ	80.00
వేరుశనగ మొదాను	78.00
వేరుశనగనూనె	19.62
వేరుశనగ పిట్టు	22.25
అవిశగింజలు	55.00
ప్రత్తిగింజలు	40.00
,, లక్ష్మి	40.00

కెన్నెడీపై చైనా తిరిగి విమర్శ

యుద్ధసన్నాహాలే అమెరికా లక్ష్యమని ఆరోపణ

(ఆంధ్రప్రభవిలేఖరి)

టోకియో, ఫిబ్రవరి 1:—

పదిరోజుల క్రిందట అధికారాన్ని స్వీకరించిన ప్రెసిడెంట్ కెన్నెడీని, అమెరికా ప్రభుత్వాన్ని చైనా నేడు నిశితంగా విమర్శించింది. కాంగ్రెసు ఉభయ ప్రతినిధుల సభలో కెన్నెడీ ప్రసంగంలో 'శాంతిస్థాపనకు' కొన్ని సూచనలు చేసినప్పటికీ, మహాశక్తియుద్ధంకోసం సన్నాహాలను, ఆయుధాల సేకరణ తీవ్రతరం చేయడం ఆయన ప్రసంగంలో ప్రధానాంశమని నవచైనా వార్తా సంస్థ విమర్శించింది.

సోవియెట్‌యూనియన్, చైనా, తూర్పుయూరప్ సోషలిస్టు రాజ్యాలపైన 'పచ్చి అబద్ధాలు' కెన్నెడీ వల్లించాడని, ఆవార్తాసంస్థ పేర్కొన్నది.

కెన్నెడీ ప్రసంగంపట్ల సోవియెట్ పత్రికలు, ప్రభుత్వవర్గాలవారు హర్షామోదాలను ప్రకటించగా, చైనా తీవ్రంగా విమర్శించడం రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యంకలిగిస్తున్నది. కెన్నెడీ అధికారాన్ని స్వీకరించిన అనంతరం చైనా విమర్శించడం ఇది రెండవసారి.

తూర్పుయూరప్ రాజ్యాలపై విద్రోహచర్యలను కొనసాగించడానికి కెన్నెడీ కృతనిశ్చయుడైనాడని, మిత్రరాజ్యసమితిని కాంగోలో దురాక్రమణ సాధనంగా వినియోగించుకోవడమే అమెరికా లక్ష్యమని నవచైనావార్తా సంస్థ ప్రకటించింది.

అయోమయస్థితి కల్పించిన దగ్గు

త్రివేంద్రం, ఫిబ్రవరి 1:—

త్రివేంద్రం వైద్య కళాశాల ఆవరణలోను పరిసరాలలోనూ గత ఆదివారం సాయంత్రం మూడు గంటలపాటు దగ్గు వ్యాపించింది. రోగులు, డాక్టర్లు, ఆస్పత్రిలోని యితరులుపరిసర ప్రాంతాలలోని ప్రజలు సుమారు గంటసేపు తెరిపిలేకుండా దగ్గారు. ప్రజలు భయభ్రాంతులై వైద్యకళాశాల ఆస్పత్రికి పరుగులు తీశారు. కాని అక్కడ డాక్టర్లు, నర్సుల పరిస్థితికూడా అలాగే వుంది. రేడియో ధార్మికశక్తి సంబంధమయిన ప్రభావంవల్ల ఇది సంభవించినదేమోనని ప్రజలు అనుమానించారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలముకున్నది. ఈ నాలుగు రోజులుగా దీనికి కారణం అంతు చిక్కలేదు. నేడు ఆస్పత్రి అధికారులనుండి చేరిన వార్తప్రకారం ఆక్కడకు మైలుదూరంలోగల టిటేనియం డయాక్సైడ్ ఫ్యాక్టరీలో ఒక బాయిలర్‌కు రంధ్రం ఏర్పడి అందులోని గంధకిరామ్లవాయువు గాలితో ప్రవేశించినందున ఈ సంఘటన సంభవించినట్లు తెలుస్తున్నది.

మహబూబాబాద్, ఫిబ్రవరి 1:—

గిరిజన ప్రాంతంలోని మల్యాలార్ ప్రికెక్షన్ ఫార్మ్‌ను వ్యవసాయమంత్రి శ్రీ యస్. రామచంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ కె. రామచంద్రారెడ్డి మంత్రికి స్వాగతం చెప్పారు.

కుటుంబ నియంత్రణపై హైద్రాబాద్‌లో ఈనెల 29 న జరిగిన అఖిలభారత సమావేశాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ ప్రారంభించినప్పటి చిత్రం

దివి తాలూకా అవనిగడ్డ దివిసీమ మార్కెటింగ్ సొసైటీకి మంత్రి శ్రీ చంద్రమౌళి ప్రారంభోత్సవం జరుపుతున్నప్పటి ఫోటో

అమెరికాను మించి తలసరి ఆదాయం

—: x :—

యూక్రెయిన్ నాలుగేళ్లలోనే సాధించగలదని కృశ్చేవ్ ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 1:—

తలసరి ఆదాయం విషయంలో యూక్రెయిన్ అమెరికాను నాలుగేళ్లలోపలే మించిపోగలదని సోవియెట్ ప్రధాని శ్రీ నికితా కృశ్చేవ్ అన్నారు.

కీవ్‌లో గత శనివారంనాడు యూక్రేనియన్ కమ్యూనిస్టుపార్టీ కేంద్రసంఘ సమావేశంలో మాట్లాడుతూ ఆయన యీ విధంగా అన్నారు: ఈ ప్రసంగాన్ని పార్టీ వార్తాపత్రిక ప్రావ్డా ఇవాళ ప్రకటించింది.

ఆహారోత్పత్తులను పెంచవలసిన అవసరాన్ని స్థానిక నాయకులకు వివరిస్తూ శ్రీ కృశ్చేవ్ సోవియెట్ యూనియన్‌లో పర్యటిస్తున్నారు.

భారీ పరిశ్రమలతోపాటు వ్యవసాయాన్నికూడా ఎంతోఅభివృద్ధి పొందిస్తేనేగాని కమ్యూనిజం నిర్మాణం సాధ్యంకాదని శ్రీ నికితాకృశ్చేవ్ ప్రకటించారు.

"మన గమ్యం ఒకే ఒకటున్నది. అది, పరిశ్రమలను,వ్యవసాయాన్ని ఇంకాశీఘ్రంగా అభివృద్ధి పొందించడం. అవసరాలనుమించి ఎక్కువుగు ఉత్పత్తి జరిగేటట్లు ఆహార పదార్థాలను, నిత్య జీవితావసరవస్తువులను ప్రజలు ఇతోధికంగావినియోగించుకొనగల పరిస్థితులను కల్పించడం ఇది, సోషలిస్టు సిద్ధాంతం" అని ఆయన అన్నారు.

తప్పుడు లెక్కలుచూపి "కనుగప్పిన" నేరానికి పాల్పడినవారికి వ్యతిరేకంగా శ్రీ కృశ్చేవ్ ప్రారంభించిన ఉద్యమం శీఘ్రగతిని అమలు జరుగుతున్నదని ప్రావ్డాపత్రిక ఇవాళ వ్రాసింది. లెనిన్ గ్రాడ్ ఫ్యాక్టరీ యాజమాన్యంలో మార్పులు జరిగినట్లు ఆ పత్రిక తెలియజేసింది. ముగ్గురు ఉన్నతాధికారులను పార్టీనుంచి,ఉద్యోగాలనుంచి తొలగించినట్లు, మరినలుగురిని పార్టీ తీవ్రంగా మందలించినట్లు ఆ పత్రిక ప్రకటించింది.

"విమర్శలు, ఆత్మవిమర్శలు" ఇతోధికంగా కొనసాగాలని దేశంఅంతటిలోని పార్టీ సంస్థలకు ఆ పత్రిక విజ్ఞప్తి చేసింది.

ట్రేడ్‌యూనియన్ సంస్థ విమర్శ

"వ్యవసాయోత్పత్తి నిపెంచలేకపోవడాన్ని" "పెద్ద పెద్ద ఉపన్యాసాలతో, తలిపోనిమాటలతో" కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన వ్యవసాయ ట్రేడ్‌యూనియన్ నాయకులను రష్యా ట్రేడ్‌యూనియన్ మండలి తీవ్రంగా విమర్శించింది.

4—2—61 శనివారము సాయంకాలము 4 గంటలకు పరుచూరు వై. ఆర్. హైస్కూలు ఆవరణలో "బాపూజీ" గ్రంథావిష్కరణ సభ జరుగుతుంది.

క్షయరోగనివారణకై 15 కోట్లు కేటాయింపు

కటక్, ఫిబ్రవరి 1:—

తృతీయప్రణాళికా కాలంలో క్షయరోగ నివారణకు 15 కోట్లు కేటాయించారని, దానిని సవ్యంగాఉపయోగించుకొని, వ్యాధినినివారించాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి, శ్రీ కర్మార్కర్, నేడిక్కడ అన్నారు. ఈ కేటాయింపులనుపూర్తిగా ఉపయోగించుకోకుండా మిగిల్చినా అది పెద్ద దోషమే కాగలదని ఆయన చెప్పారు.

న్యూఢిల్లీ, జనవరి 31:—

ఇరాక్ సైనిక ప్రతినిధివర్గ సభ్యులు నాయకుడు బ్రిగేడియర్ అబ్దుల్‌కాదర్ హుస్సేన్, రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్, జనరల్ తిమ్మయ్యలను నేడు కలుసుకుని, వారితో సంభాషించారు. ప్రతినిధివర్గం జబల్పూరు ఝాన్సీ, సికింద్రాబాద్, మున్నగు సైనిక ప్రాధాన్యంగల ప్రదేశాలను దర్శిస్తుంది.

చైనా-జపాన్ వాణిజ్య సంబంధ బాంధవ్యాలు

—: x :—

అధికారరీత్యా ఒప్పందం కుదుర్చుకొనడం జరగదని ప్రధాని ఇకెడా ప్రకటన

టోకియో, ఫిబ్రవరి 1:—

ప్రస్తుతం చైనాతో అధికారరీత్యా ఎట్టి వాణిజ్య ఒడంబడిక గాని కుదుర్చుకోవడం జరగదని జపాన్ ప్రధానమంత్రి హయాటో ఇకెడా నిన్న పార్లమెంటు సమావేశంలో ప్రతిపక్ష సభ్యులకు తెలియజేశారు. అయితే ప్రైవేట్‌గా చైనాతో వాణిజ్యం జరపడం విషయమై తాను సుముఖంగా వున్నట్లు ఆయన ప్రకటించలేదు.

చైనా సమస్యపట్ల అంతర్జాతీయ దృక్పథం ఏవిధంగా ఉంటుందో దానిమీద చైనాపట్ల జపాను అనుసరించే విధానంలో మార్పు రావటం, రాకపోవటం ఆస్పది ఆధారపడి వుంటుందని శ్రీ ఇకెడా తెలియజేశారు.

మిత్రరాజ్య సమితిలో చైనా ప్రవేశంవిషయములో ఆ యా పరిస్థితులకు అనుగుణమైన విధానాన్ని జపాను అవలంభించగలదని ఆయన చెప్పారు. చైనా అణ్వాయుధాలను సంపాదించినప్పటికీ జపానుమాత్రం ఆయుధధారణ చేయదన్న కిషీ ప్రభుత్వపు ప్రతిజ్ఞను ప్రధాని ఇకెడా పునరుద్ఘాటించారు.

లావోస్‌లో శాంతిస్థాపనకు ఒక విధానాన్ని రూపొందించే విషయమై, జపాను యితర దేశాలతో సంప్రదించుతున్నదని విదేశాంగమంత్రి జంటారా కోసకా ఈ సందర్భంలో తెలియజేశారు.

లావోస్ వ్యవహారంలో అమెరికా ఆయుధాలు తరలించడానికి అనువుగా టోకియోలోని అమెరికన్ విమానస్థావరాన్ని ఉపయోగించుకొనటం జరుగదని ఆయన నొక్కి చెప్పారు.

సోవియెట్ విమర్శ

జపాను పార్లమెంటులో ఇకెడా చేసిన ప్రసంగంవల్ల జపాను రాజనీతిలో మార్పు ఏమీ రాలేదన్న విషయం తేటపడుతున్నదని మాస్కో రేడియో సోమవారం రాత్రి విమర్శించింది.

తాజా వార్తలు

ఇటలీనుండి వర్తకప్రతినిధి వర్గం రాక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:—

ఇటలీనుండి 21 మంది సభ్యులున్న ఒక వర్తక ప్రతినిధివర్గం ఢిల్లీని చేరుకున్నది. ప్రభుత్వంలోని ప్రైవేటు పారిశ్రామిక వేత్తలతో, వీరు సంప్రదింపులు జరుపుతారు.

ఇటలీ భారతదేశాలమధ్య వర్తకం అభివృద్ధికిగల అవకాశాలు గురించికూడా వీరు చర్చిస్తారు.

మొరాకోలో పర్యటనకు కృశ్చేవ్ సమ్మతి

రాబట్, ఫిబ్రవరి 1:—

తమ దేశాన్ని దర్శించాలని మొరాకోరాజు మహమ్మద్ పంపిన ఆహ్వానాన్ని సోవియెట్ ప్రధాని కృశ్చేవ్ ఆమోదించారు. ఈసంవత్సరంలో ఈ పర్యటన జరుగుతుంది. కానీ తేదీ యింతవరకు నిశ్చయం కాలేదు. ముందు ముందు సంప్రదింపులద్వారా ప్రయాణం తేదీని నిర్ణయిస్తారు.

ల్యూనాపద్ద తీవ్రపోరాటం

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 1:—

ఇక్కడకు వాయవ్యంగా 500 కిలోమీటర్ల దూరంలో వున్న ల్యూనాపద్ద బాలుబా తిరుగుబాటుదార్లకు, కాటంగా ప్రభుత్వ దళాలకు మధ్య తీవ్రపోరాటం సాగుతున్నట్లు నేడిక్కడ మిత్రరాజ్య సమితి ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

ఇజ్రాయల్ మంత్రివర్గం రాజీనామా

జెరూసలేమ్, ఫిబ్రవరి 1:—

ఇజ్రాయల్ మంత్రివర్గం నేడు రాజీనామా యిచ్చినట్లు ఆర్థికమంత్రి లెవీ ఎష్కోల్ ప్రకటించారు.కొత్తప్రభుత్వంఏర్పడేవరకు ప్రస్తుతమంత్రివర్గంఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరించగలదు. మంత్రివర్గంలో ఏర్పడిన ప్రతిష్టంభన ఫలితంగా ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ నిన్ననే రాజీనామా యిచ్చారు.

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షకార్యదర్శుల సమావేశం

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:—

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశాన్ని అమృతసర్‌లో బదులు జలంధర్‌లో ఫిబ్రవరి 11నుండి రెండురోజులపాటు జరుపుతారు. ప్రధాని నెహ్రూకూడా ఈసమావేశానికి హాజరవుతారు. 1962 జనరల్ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల అర్హతలను గురించి ఈ సమావేశంలో పరిశీలిస్తారు.

కాంగోపై భద్రతాసంఘ సమావేశం

నేడు ప్రారంభమై కొద్ది రోజులపాటు జరిగే సూచన

('ఆంధ్రప్రభ'కు ప్రత్యేకం)

మిత్రరాజ్యసమితి, న్యూయార్కు, ఫిబ్రవరి 1:—

కాంగో స్థితిపై చర్చించడానికి నేడు జరిగే భద్రతాసంఘం సమావేశంలో అమెరికా కొత్త ప్రతినిధి అడ్లాయ్ స్టీవెన్సన్ తొలిసారిగా పాల్గొంటారు. బహుశా నేటి సమావేశంలో ఆయన ప్రసంగించకపోవచ్చునని తెలుస్తున్నది.

కాంగోలో సమితివిధానం పూర్తిగా విఫలం కానందున కెన్నెడీ ప్రభుత్వ వైఖరిలో కొంత మార్పు వచ్చింది. ప్రెసిడెంట్ కెన్నెడీ విధానాన్ని స్టీవెన్సన్ ఈసమావేశంలో వివరిస్తారు.

సమితి కార్యదర్శి హామర్‌షోల్డ్‌కు ఎక్కువ అధికారాలు యివ్వాలని అమెరికన్ ప్రతినిధి ప్రతిపాదించవచ్చునని తెలుస్తున్నది. ఈసారి జరిగే సమావేశం చాలరోజులపాటు జరుగుతుంది.

మాలి, ఇండియా, యుగోస్లావియా, ఇండొనేషియా భద్రతాసంఘం చర్చలలో పాల్గొంటున్నాయి. మరి కొన్ని దేశాలు కూడా తమకు చర్చలలో పాల్గొనడానికి అవకాశం యివ్వాలని కోరే సూచనలున్నాయి.

కాంగోనుండి అరబ్‌రిపబ్లిక్, గినియా, ఇండొనేషియా, మొరాకో, యుగోస్లావియా దేశాలు తమ సైనికులను ఉపసంహరించుకొంటున్నాయి. ఈసైన్యాలబదులు ఇతరదేశాలనుండి సైనికులకోసం హామర్‌షోల్డ్ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నా ఇంతవరకు ఫలించలేదు.

కాంగోలోని పరిస్థితి ఎంత తీవ్రతరమైనదీ వివరిస్తూ హామర్‌షోల్డ్ నేటి సమావేశంలో వివరిస్తారు.

నిర్బంధంలో ఉన్న కాంగో తొలిప్రధాని లుముంబాను విడుదలచేయాలని ఆసియా, ఆఫ్రికారాజ్యాలు, సోవియెట్ యూనియన్, దాని మిత్రరాజ్యాలు కోరుతున్నాయి.

లుముంబా అనుకూలురను అణచివేయడానికి సమితి తోడ్పడని పక్షంలో ఇతర దేశాల నుండి సహాయం స్వీకరించగలనని కాంగో ప్రెసిడెంట్ కసావుబూ బెదిరిస్తున్నాడు. లుముంబాను విడుదలచేసి, ఆయనను నిర్బంధంలో ఉంచినవారిపై తగినచర్య తీసికోవాలని సింహళం, మొరాకో, మాలి, గినియా, లిబియా దేశాలు కోరుతున్నాయి.

ఎలెన్‌రాయ్‌హత్య కేసులో ఒకని అరెస్టు

లక్నో, జనవరి 31:—

శ్రీమతి ఎలెన్‌రాయ్ హత్య కేసు సందర్భంలో పోలీసులు నేడిక్కడ ఒక యువకుణ్ణి అరెస్టు చేశారు. శ్రీ ఎలెన్‌రాయ్ హత్య రాజకీయ కారణాలతో సంబంధం ఉన్నది కాదని పోలీసు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అరెస్టుచేయబడిన యువకు డిచ్చిన ఆచూకీనిబట్టి పోలీసులు శ్రీమతి ఎలెన్‌రాయ్ గృహంలో దొంగిలించబడిన కొన్నివస్తువులను తిరిగి కనుక్కోగలిగారు.

పోర్చుగల్ తిరుగుబాటు దార్లకు బ్రెజిల్‌లో ఆశ్రయం

కెప్టెన్ గాల్వోవోకు క్రొత్త ప్రెసిడెంట్ తంతివార్త

రియోడిజనీరో, ఫిబ్రవరి 1:—

శాంటా మేరియా నౌకను వశపరుచుకున్న పోర్చుగల్ తిరుగుబాటుదారులకు బ్రెజిల్‌లో ఆశ్రయం యివ్వగలనని కొత్త ప్రెసిడెంట్ క్వాడ్రోస్ హామీ యిచ్చినట్లు రియోడిజెనీరో రేడియో వార్తలు తెలుపుతున్నవి.

ఈ విషయాన్ని తెలియచేస్తూ, కొత్త ప్రెసిడెంటు నేటి ఉదయం కెప్టెన్ గాల్వోవో కు తంతివార్త పంపినారట.

కాంగోపట్ల అమెరికా విధానంలో పెద్దమార్పు?

—: x :—

భద్రతాసంఘం చర్చ సరళిపట్లఊహాగానం

మిత్రరాజ్యసమితి కార్యాలయం, న్యూయార్క్, ఫిబ్రవరి 1—

కాంగో సమస్యపై భద్రతాసంఘంలో నేడు చర్చ జరిగినపుడు అమెరికా వైఖరిలో పెద్దమార్పు కనిపించవచ్చు నని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేఖరి వ్రాస్తున్నారు.

ప్రెసిడెంట్ కసావుబూకు, మేజర్ జనరల్ మొబుటూలకు పూర్తి అధికారాన్నిచ్చే రిపబ్లికన్ ప్రభుత్వ విధానాన్నే కొనసాగించాలని ప్రెసిడెంట్ కెన్నెడీకి ఎక్కువ ఒత్తిడి కలిగింపబడుతున్నప్పటికీ శ్రీ కెన్నెడీ ఒత్తిడిని ప్రతిఘటించి వ్యక్తులు ఆధారంగా గాక పార్లమెంటు వంటి సంస్థలు ప్రాతిపదికగాగల విధానాన్ని అనుసరిస్తూ, లుముంబా భయాన్ని పోగొట్టవచ్చునని మిత్రరాజ్య సమితిలోని తటస్థరాజ్యాల దపుత్య ప్రతినిధులు విశ్వసిస్తున్నారు.

పూర్వపు విధానాన్నే అనుసరించాలని వాదించేవారు అమెరికా విధానంలో ఏదైనా మార్పు జరిగితే యిప్పటికే తిరిగి తన ప్రాబల్యాన్ని నిరూపించుకొంటున్న శ్రీ లుముంబా పలుకుబడి మరింత హెచ్చుగలదనే భీతిని వెలిబుచ్చుతున్నారు.

అయితే 'శాంటా మేరియా' పోర్చుగీసు నౌకను అమెరికన్ నౌకలు పోర్చుగీస్ ప్రధాని డాక్టర్ సాలజార్‌కు అనుకూలంగా స్వాధీనం చేసుకొనడానికి నిరాకరించిన విధానాన్నిబట్టి చూస్తే పెక్కుమంది కాంగో విషయంలో కూడా ప్రెసిడెంట్ కెన్నెడీ ఒత్తిడికి లోబడకపోవచ్చు ననుకొంటున్నారు.

స్టేట్ యూనియన్ సందేశంలో ప్రెసిడెంట్ కెన్నెడీ భారత ప్రధాని శ్రీ నెహ్రూను బ్రిటిష్ ప్రముఖుడు సర్ విన్‌స్టన్ చర్చిల్‌తో సముడని ప్రశంసించారు.

శ్రీ నెహ్రూను ఆయన నిన్న ప్రస్తావించుటనుబట్టి ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఇండియా చేసే సూచనలు ఐసెన్ హోవర్ ప్రభుత్వంకంటె ప్రెసిడెంట్ కెన్నెడీ ఎక్కువ శ్రద్ధగా పరిశీలించగలరనే తోస్తుందని పరిశీలకులు అనుకుంటున్నారు.

ఒకవేళ కాంగోలో సమితి అధికారాలను ఇంకా హెచ్చించడం పట్లనే అమెరికా సుముఖత్వం చూపిస్తే ప్రస్తుతంలో భద్రతా సంఘం, కాంగోలో ఏమీ సాధించలేదంటున్న ఫ్రాన్సు అందుకు వ్యతిరేకించకపోవచ్చునని కూడా పరిశీలకులు భావిస్తున్నారు.

భద్రతాసంఘంచర్చలలో భారత ప్రతినిధి

శ్రీ సి. హెచ్. యూకు అధికారం యిస్తూ హామర్షెల్డ్‌కు లేఖ

న్యూయార్క్, ఫిబ్రవరి 1:—

కాంగో సమస్యను చర్చించడానికి సమావేశమవుతున్న భద్రతా సంఘంలో భారత ప్రతినిధిగా శ్రీ సి. యస్. ఝా పాల్గొనగలరని ప్రధాని శ్రీ నెహ్రూ ఒక టెలిగ్రాంద్వారా సెక్రెటరీ జనరల్ హామర్‌షెల్డ్‌కు తెలియ జేశారు.

భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రి హోదాలోనే ప్రధాని శ్రీ నెహ్రూ తన అనుమతిని తెలియ జేశారట.

కాసాబ్లాంకా సభలో పాల్గొన్న రాజ్యాలు, యుగోస్లావియా కూడా చర్చలో పాల్గొనగోరుతున్నాయని తెలియ జేశాయి.

భద్రతా సంఘం కాంగోపై చర్చను నేటి మధ్యాహ్నం ప్రారంభించనుంది

బ్లీచింగ్ పౌడర్ టోకు ధరలు

కేంద్రప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:—

బ్లీచింగ్ పౌడర్ టోకుధరలను తిరిగి నిర్ణయిస్తూ, కేంద్రప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈధరల నిర్ణయం ఈనెల నుంచి ఆరు నెలలవరకు అమలులో వుంటుంది. 100 కిలోగ్రాములు 57. 10 నయాపైసలు, 55 కిలోగ్రాములు 32. 55, 25 కిలోగ్రాములు 16. 10, 12. 5 కిలోగ్రాములు 9. 25, 3 కిలోగ్రాములు 3, 1 కిలోగ్రాము 1. 70, అర కిలోగ్రాము 0—85, పావుకిలోగ్రాము 35 నయాపైసలు.

ఇటలీతో ఇండియా వ్యాపారం

ఎగుమతుల తగ్గుదలపై 22 దేశాల ఆర్థికసంఘంతో చర్చలు

ఢిల్లీ, జనవరి 30:—

ఇటలీతో వ్యాపారంలో భారతదేశం నిరంతరం ఎదుర్కొంటున్న అననుకూల స్థితిని ఫిబ్రవరి మొదటి తేదీని మూడు వారాల భారతదేశ పర్యటనకు రానున్న 22 దేశాల ఆర్థికసంఘానికి వివరిస్తారని తెలుస్తున్నది.

ఇటలీతో వ్యాపారంలో భారతదేశ ఎగుమతులు దిగుమతుల కంటే ఎల్లప్పుడూ తక్కువగానే వుండటంచేత, దేశానికి వ్యాపారపు లోటు ప్రతి సంవత్సరం తప్పటం లేదు.

గత సంవత్సరం మొదటి 9 మాసాలలో ఈ లోటు రు. 11.59 కోట్లు కాగా, 1959 జనవరినుండి సెప్టెంబర్‌వరకు ఇది రు.16 .33 కోట్లు అయింది.

జనుపనార వస్తువులు, మాంసాలు, టీ, ఇనుప ఖనిజం, ఇటలీకి ఎగుమతి చేయడానికి గల అవకాశాలను గురించి ఈ 22 దేశాల ఆర్థిక సంఘం భారతప్రభుత్వ ప్రతినిధులతో చర్చిస్తుంది.

రాష్ట్రమంత్రుల పర్యటన కార్యక్రమం

హైదరాబాద్, ఫిబ్రవరి 1:—

హోంమంత్రి శ్రీ యం. నరసింగరావు ఫిబ్రవరి 3న సంగారెడ్డి వెళ్ళి ఆరాత్రికే తిరిగి హైదరాబాద్‌కు వస్తారు.

ప్రణాళికా మంత్రి శ్రీ పి. రంగారెడ్డి ఫిబ్రవరి 5న నల్లగొండజిల్లా దేవరకొండకు వెడతారు. అక్కడ జరుగబోయే మేళాను ప్రారంభించితిరిగి రాత్రికి హైదరాబాద్ వస్తారు.

ఫిబ్రవరి 7న ప్రణాళికా మంత్రి శ్రీ రంగారెడ్డి మెదక్‌జిల్లా నరసాపూర్‌వెళ్ళి ఆనాడే హైదరాబాద్ చేరుకుంటారు.

రువాండా-ఉరుండీ రిపబ్లిక్ ప్రభుత్వానికి బెల్జియమ్ గుర్తింపు

—: x :—

కొత్తప్రభుత్వం చట్టవిరుద్ధమైనదని బ్రసెల్స్‌నుంచి రువాండా రాజు ప్రకటన

బ్రసెల్స్, ఫిబ్రవరి 1:—

ధర్మకర్తృత్వ ప్రాంతమయిన రువాండా-ఉరుండీలో ఆదివారంనాడు ఏర్పాటయిన రిపబ్లికన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి బెల్జియమ్ ప్రభుత్వం నిశ్చయించింది. రువాండా రాజు కిగేరి అధికారాన్ని కూలద్రోసి ఈ ప్రభుత్వం ఏర్పాటయింది.

రువాండా ఉరుండీ భూభాగం బెల్జియన్ పాలన క్రింద ఉన్న ధర్మకర్తృత్వ ప్రాంతం. ఆదివారంనాడు జోసెఫ్ గిటేరా ఆధ్వర్యాన ఈ నూతన ప్రభుత్వం ఏర్పడింది.

రిపబ్లికన్ ప్రభుత్వాన్ని గుర్తించినప్పటికీ, ధర్మకర్తృత్వాధికారం క్రింద తమకున్న బాధ్యతలను యథారీతిని నిర్వహించగలమని బెల్జియం ప్రభుత్వం ప్రకటించింది.

బ్రసెల్స్ నగరంలో ప్రస్తుతం నివసిస్తున్న రువాండా రాజు కిగేరి నేడొక ప్రకటన చేస్తూ, ఆదివారంనాడు ఏర్పాటయిన రిపబ్లిక్ ప్రభుత్వం చట్టవిరుద్ధమయినదని స్పష్టం చేశారు.

రువాండా ఉరుండీ ప్రాంతంలో రువాండా ఉత్తర దిశలో ఉంది. బెల్జియం ప్రభుత్వంతో విభేదాలు ఏర్పడినఫలితంగా రువాండారాజు వదిలి లియోపాల్డ్‌విల్లీలో నివసించసాగాడు. ఆ తరువాత కాంగోనువదిలి ప్రస్తుతం బ్రసెల్స్ నగరంలోనే నివసిస్తున్నారు.

రువాండా, ఉరుండీ భూభాగంలో ఏర్పడిన రిపబ్లికన్ ప్రభుత్వంపై బెల్జియంపై ఖరీమీటో తెలుసుకోవాలని తాను వేచియున్నానని రువాండా రాజు తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెలలోనే రువాండా, ఉరుండీ శాసనసభకు జరుగవలసిన ఎన్నికలను వాయిదావేసేవరకు బెల్జియన్ ప్రభుత్వం వాయిదా వేసిందని ఆయన ఆరోపించారు.

రిపబ్లికన్ ప్రభుత్వంపై తమఅభిప్రాయాన్ని వివరిస్తూ, ప్రజలు శాంతియుతంగా వెలిబుచ్చిన అభిప్రాయాలను బలప్రయోగాద్దతులద్వారా అణచివేయడం తమ అభిమతం కాదని బెల్జియం ప్రభుత్వం ప్రకటనలో వివరించింది.

రువాండాలో ఉన్న రాజరిక ప్రభుత్వానికి 400 సంవత్సరాలచరిత్ర ఉన్నది. ఆదివారంనాడు రిపబ్లికన్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ నాలుగు వందల సంవత్సరాల చరిత్రకు స్వస్తి చెప్పటం జరిగింది.

మనోనోపై బాంబుల దాడి

రెండవసారి సమితి అధిక్షేపణ

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 1:—

ఉత్తర కాటంగాలో మనోనోకు పశ్చిమంగా ఉన్న గ్రామాలపై బాంబులదాడి జరిపినందుకు ఎలిజబెత్‌విల్లీలోని మిత్రరాజ్య సమితి ప్రధాన ప్రతినిధి ఇయాన్ బెర్విన్స్ నేడు కాటంగా ప్రెసిడెంట్ షోంబీకి రెండవసారి తన తీవ్రమైన అధిక్షేపణ తెలియ జేశారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 1:—

నేటి ఓపెనింగ్	32.15
నేటి క్లోజింగ్	32.01

గరీబ్ — సరికొత్త ప్రణాళిక



"తృతీయ ప్రణాళికా కాలంలో ఈ ప్రాంతం పచ్చని మైదానంగా తయారవుతుంది" — "భలే! నాకు మంచి ఉపాయం తట్టింది" — "ఏమిటది?" — "పశుపోషణకు ఇది శ్రేష్ఠమైన ప్రదేశ మవుతుంది!"

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
చిట్ టెండరు నోటీసు
పునః ప్రకటన

సీలువేయబడిన టెండర్లు రిజిష్టరు అయ్యు కంట్రాక్టర్లుగాని లేక పెద్ద కంపెనీలు నుండి ఈ దిగువ నుదహరించిన పనులకొరకు తీసుకొన బడును.

1. వరంగల్‌జిల్లా మహబూబాబాద్‌లో బేసిక్ (ట్రైనింగు స్కూలు మరియు వసతిగృహ) నిర్మాణము.
కంట్రాక్టు సొమ్ము. రు. 1,58,859
కంట్రాక్టు పద్ధతి కె. టు.
ధరావతు డబ్బు. రు. 3972
టెండరు ఫారముల ఖరీదు రు. 12—24
పని పూర్తిచేయు కాలము. 12 మాసములు.

1. టెండర్లు ది 11—2—61 మధ్యాహ్నము గం. 3 తీసుకోబడి అదేదినము గం. 3—30 తెరువబడును.
2. టెండర్లు షెడ్యూలు ఫారము ఎన్నెరాలు ది 6—2—61 నుండి 10—2—61 ఎంకు ఆఫీసు పనిచేయు కాలములో (సెలవు దినములు మినహా) పొందవచ్చును. ఇట్టి డబ్బు బ్యాంకు లేక ట్రెజరి చలానుద్వారా కట్టవలయును.
3. ఇన్‌కమ్ టాక్సు, సేల్సుటాక్సు సర్టిఫికెట్లు పంపిన కంట్రాక్టర్లు మరియు కంపెనీలే టెండర్లు దాఖలు చేయవచ్చును.
4. యం. ఓ. యస్. యస్. మరియు ఇండియన్ స్టాండర్డు కోడ్ ఆవ్ ప్రాక్టీస్ ననుసరించి పని పూర్తిచేయ వలయును.
5. టెండరు దాఖలుచేయు వ్యక్తులు తమరు పూర్తిచేసిన పనులలిస్టుదాఖలుచేయవలయును.
6. పోస్టుద్వారా టెండరు ఫారములు, తెప్పించు కొను దలచినవారు పోస్టలుఛార్జీలు దరఖాస్తు వెంట ముందుగానే పంపవలెను. నకాలములో టెండరు ఫారములు ఏకారణమువల్ల నైనను చేరనియెడల ఆ బాధ్యత డిపార్టు మెంటుపై నుండదు.

పి. చందర్ రావు.
సూపరింటెండింగ్ ఇంజనీరు,
పి. డబ్ల్యు. డి. వరంగల్ సర్కిల్.

ఆంధ్రప్రదేశ్ జైళ్ళ డిపార్టుమెంటు
టెండరు నోటీసు

ఈ క్రింద నుదహరింపబడిన జైళ్ళకు ది. 1—4—1961 నుండి 31—3—1962 వరకు ఆహార పదార్థములు, యితర కిరాణా సరుకులు సప్లయి చేయుటకు సీలు వేయబడిన టెండర్లు సదరు జైళ్ళకు యెదురుగా వ్రాయ బడిన తేదీలలోగా అంగీకరింపబడును.

వరుస నెం.	జైలు పేరు	టెండరు అంగీకరింపుటకు ఆఖరు తేదీ.
(1)	(2)	(3)
1.	సెంట్రల్ జైలు, విశాఖపట్నం, బోర్‌స్టల్ స్కూలు, విశాఖపట్నం.	17—2—1961.
2.	సెంట్రల్ జైలు, రాజమండ్రి.	20—2—1961.
3.	స్పెషల్ సబ్ జైలు, నెల్లూరు.	21—2—1961.
4.	సెంట్రల్ జైలు, వరంగల్లు	23—2—1961.
5.	సెంట్రల్ జైలు, హైదరాబాదు, జిల్లా జైలు, సికింద్రాబాదు, జూనియర్ సర్టిఫైడ్ స్కూలు, ఆఫ్టర్‌కేర్ హోమ్, గరల్సు సర్టిఫైడ్ స్కూలు, గరల్సు రిమాండ్ హోమ్, హైదరాబాదు.	25—2—1961.
6.	జిల్లా జైలు, సంగారెడ్డి	27—2—1961.
7.	జిల్లా జైలు, నిజామాబాదు.	28—2—1961.
8.	జిల్లా జైలు, కరీంనగర్.	2—3—1961.
9.	జిల్లా జైలు, మహబూబ్‌నగర్.	4—3—1961.
10.	జిల్లా జైలు, నల్లగొండ	6—3—1961

2. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరములలోని అన్ని జైళ్ళకు సరుకులు సప్లయి చేయుటకు, హైదరాబాదు సెంట్రల్ జైలు సూపరింటెండెంటువారు కామన్ టెండర్లు (common tenders) అంగీకరించెదరు.

3. పూర్తి వివరములు సదరు జైలు సూపరింటెండెంట్లకు వ్రాసికొని పొందవలెను.

యస్. యం. హస్సన్.
ఆంధ్రప్రదేశ్ జైళ్ళ ఇన్‌స్పెక్టర్ జనరల్., హైదరాబాదు.

ప్రకటన

ఎస్టేటు అబాలిషన్ ట్రిబ్యునల్‌కోర్టు, చిత్తూరు
ఓ. పి. 24/61

కె. జె. నాగభూషణంరావు నాయుడు: వాది
కె. జె. రామప్ప నాయుడుగారు: ప్రతివాది

16—2—61వ తేదీ సదరు కోర్టులో (కంగుంది ఎస్టేటు) ఆఖరి కాంపన్‌జేషన్‌గురించి తీర్మానించబడును అనే విషయము తెలియ పరచడమైనది.—

ఎం. ఎస్. ఎస్. రాఘవన్,
అధ్యక్షుడు.

ప్రకటన

ఎస్టేటుఅబాలిషన్ ట్రిబ్యునల్‌కోర్టు, చిత్తూరు
ఓ. పి. 23/61.

కె. జె. రామప్ప నాయుడుగారు: వాది
కె. జె. నాగభూషణరావు నాయుడు, తదితరులు: ప్రతివాదులు.

16—2—61వ తేదీన సదరు కోర్టులో (కంగుంది ఎస్టేటు) ఆఖరి కాంపన్‌జేషన్‌గురించి తీర్మానించబడును అనే విషయము తెలియ పరచడమైనది.

ఎం. ఎస్. ఎస్. రాఘవన్,
అధ్యక్షుడు.

రాత్రిపూటకనబడిన ఇంద్రధనుస్సు

మాస్కో, జనవరి31:—
పసిఫిక్ మహాసముద్రం ఉత్తర ప్రాంతాల్లో ఉన్న "వై.ఎమ్.షొకాల్స్కి" అనే పరిశోధక నావలోని సోవియట్ విజ్ఞాన శాస్త్రజ్ఞులు రాత్రిపూట ఇంద్ర ధనుస్సును చూచారు. రెండు వలయాల రూపంలో ఉన్న యీ ఇంద్రధనుస్సు జనవరి 5వ తేదీన రాత్రి పది గంటల ప్రాంతంలో వెన్నెల్లో కనబడిందని యీ పరిశోధక నౌక అధిపతి ఎ. మురుమ్‌త్సేవ్ "సోవెత్స్కాయా రోస్సియా" అన్న పత్రికలో వ్రాస్తూ తెలియ జేసారు.

ఈపరిశోధకనౌక పసిఫిక్ సముద్రంలో పరిశోధనలను జరిపి స్వదేశానికి తిరిగి వస్తున్నది. ఇది వాతావరణ, జలమండలాల్లో పరిశోధనలను జరిపింది.

పసిఫిక్ సముద్రం దక్షిణప్రాంతంలో ఒక పీఠభూమి కనుగొనబడిందని యీ పరిశోధక నౌక అధిపతి తెలియజేసారు. కొన్ని ప్రాంతాల్లో యీపీఠభూమి సముద్ర గర్భానికి 4,000 మీటర్ల యెత్తులో ఉన్నది.

సంతాన నిరోధక సాధనాల ఉత్పత్తి
ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ఆంధ్రప్రభుత్వ నిర్ణయం

మదరాసు, జనవరి 31:—
సంతాన నిరోధక సాధనాలను ఉత్పత్తిచేసే ఒక ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందని, మదరాసు ఆరోగ్య మంత్రి శ్రీ మాణిక్యవేలు నే డిక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

హైదరాబాద్‌లో జరిగిన కుటుంబ నియంత్రణ సమావేశానికి హాజరై, శ్రీ మాణిక్యవేలు నేడిక్కడికి తిరిగి వచ్చారు.

సంతాన నిరోధక సాధనాలను ఉత్పత్తిచేసే కర్మాగారం హైదరాబాద్‌కు సమీపంలో ఎక్కడైనా స్థాపించబడవచ్చునని, ఈ ఫ్యాక్టరీని స్థాపించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థతో సంప్రతింపులు జరుపుతూ ఉన్నదని ఆయన అన్నారు.

ఆజాద్ కాశ్మీర్‌లో ఎన్నికలు
మౌలికపద్ధతిపై జరపడానికి పాకిస్తాన్ ప్రభుత్వ నిరాకరణ

జమ్ము, జనవరి31:—
పాకిస్తాన్ ఆక్రమిత ఆజాద్ కాశ్మీర్‌లో కీలక ప్రాంతాలైన గిల్‌గిట్, బల్టిస్తాన్‌లలో మౌలిక పద్ధతిపై ఎన్నికలు జరగవని దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం సమ్మతించదని రూఢిగా తెలియవస్తున్నది. పాకిస్తాన్ ఆక్రమిత తదితర ప్రాంతాలలో ఎన్నికల ద్వితీయ ఘట్టం మార్చిలో ప్రారంభమౌతుంది. 1200 మంది ప్రతినిధులకు ఎన్నిక జరుగుతుంది. ప్రథమదశ, గతడిసెంబరులో పూర్తి అయింది.

రైళ్ళక్రిందపడి ఇద్దరి దారుణ మరణం
కర్నూలుసమీపంలో దుర్ఘటన

కర్నూలు, ఫిబ్రవరి 1:—
కర్నూలు రైల్వే స్టేషనుకు దక్షిణంగా రెండు మైళ్ళ దూరంలో ఒకే ప్రదేశంలో ఇద్దరు రైళ్ళక్రింద మరణించారు. 75 సంవత్సరాల వయస్సుగల సుంకులమ్మ అనే ఆమె నేటి ఉదయం గూడ్సు రైలుక్రిందపడి మరణించింది. ఇదే ప్రదేశంలో 13 సంవత్సరాల వయస్సుగల బాలుడు నిన్న ఉదయం ఒకరైలుక్రింద పడి మరణించాడు.

83 మంది అరసుకజగం వలంటీర్ల అరెస్టు
మద్రాసు సెక్రటేరియట్ ఎదుట ప్రదర్శనలు జరిపినందుకు

మద్రాసు, ఫిబ్రవరి 1:—
నేటి ఉదయం ఇక్కడ సెక్రటేరియట్ ఎదుట ప్రదర్శనలు జరిపిన తమిళ అరసుక జగం వలంటీర్లు 83 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈవలంటీర్లు మూడు బృందాలుగా వచ్చి సెక్రటేరియట్ ఎదుట నినాదాలు చేయడం ప్రారంభించారు,

రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చ చేయాలని కోరుతూ తమిళ అరసుకజగం వారు ప్రారంభించిన ఉద్యమం నేటికి మూడు రోజులు గడిచింది.

అసెంబ్లీ ప్రస్తుత సమావేశం నేటితో ముగుస్తున్నది కనుక వీరు రేపటినుంచి మద్రాసు కలెక్టరేట్ వద్ద ప్రదర్శనలు ప్రారంభిస్తారు.

అమెరికా వాణికి ఆటంకాలు లేని రోజు

లండన్, జనవరి 30:—
గత మే నెలలో శిఖరాగ్ర సమావేశానికిపూర్వం అమెరికా రేడియో ప్రసారంచేసే వార్తలు విని పించకుండా రష్యనులు నేడు ప్రతిబంధకాలు కల్పించ లేదని టాట్స్‌ఫీల్డ్ దగ్గరి బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కేంద్రం నేటి రాత్రి ప్రకటించింది.

మద్రాసు, ఫిబ్రవరి 1:—
మద్రాస్ ప్రభుత్వం రాష్ట్రంలోని గుర్రాలకు గాడిదలకు, తదితర పశువులకు వ్యాధులురాకుండా టీకాలు వేయించడానికి సన్నాహాలు చేస్తున్నది. దీనికి 168 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.

'శాంటామేరియాను తిప్పిపంపండి'
అమెరికాకు పోర్చుగల్ అభ్యర్థన

లిస్బన్, జనవరి 31 :—
"శాంటామేరియా" నౌకలోని ప్రయాణికులు సిబ్బంది తప్పకుండా క్షేమంగా వుండేటట్లు చూడవలసిందనీ, నౌకనుతిప్పి పంపవలసిందనీ పోర్చుగల్ అమెరికాను అడిగిందని పోర్చుగల్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేటి రాత్రి ఇక్కడ తెలియ జేశారు.

"శాంటామేరియా" తిరుగుబాటు దారుల వశమైన తరువాత అధికారులు ఏర్పాటు చేసిన మొట్టమొదటి పత్రికావిలేఖరుల సమావేశంలో ఆయన ఈవిధంగా తెలియ జేశారు.

ఓడను వశపరుచుకున్న తిరుగుబాటుదార్లను అప్పగించవలసిందని పోర్చుగల్ కోరలేదని అలాకోరే ఉద్దేశం తనకుకూడా లేదనీ, వారు చివరకు ఏదేశంలో తలదాచుకుంటే ఆదేశపు న్యాయశాసనాలు అమలు జరిగేటట్లు వారిని వదిలి వేయడం తమ ఉదేశమని ఆయనఅన్నారు.

"శాంటామేరియా" ముంచివేతయత్నాలు
ఉత్తర్వులతో పోర్చుగీస్ స్పానిష్ యుద్ధనౌకల పయనం

రియోడిజెనీరో, ఫిబ్రవరి 1 :—
తిరుగుబాటుదారుల వశమైన "శాంటామేరియా" అనే పోర్చుగీసు నౌక, బ్రెజిల్‌లోని రెసిఫ్ రేవుకు చేరడానికి సిద్ధపడుతూ వుండగా, రేవును వదలి వచ్చేటట్లయితే దానిని ముంచివేసే ఉత్తర్వులతో "కానారియాస్" అనే స్పానిష్ క్రూయిజర్‌నౌక, "లిమా" అనే పోర్చుగీస్ డిస్ట్రాయర్ నౌక హుటాహుటిని ఆప్రాంతానికి వస్తున్నవి.

బ్రెజిల్ ప్రెసిడెంట్‌గా క్వాడ్రోస్‌చే పదవీ స్వీకారం

బ్రెజిలియా(బ్రెజిల్) జనవరి 31:—
బ్రెజిల్ ప్రెసిడెంట్‌గా ఆనియో క్వాడ్రోస్ ఇవాళ పదవీస్వీకారం చేశారు.

ప్రెసిడెంట్‌గా ఆయన చేసిన ప్రథమ ప్రసంగంలో, వయోజనవోటింగ్ హక్కును ప్రశంసించారు.

కొందరు పెద్దలు యాజమాన్యం వహించే పరిపాలనా పద్ధతిలో జరిగే ఎన్నికలను ఆయన నిరసించారు.

రవాణా విమానాలు లేనిచిక్కు
లావోస్ ప్రభుత్వ సేనాని ప్రకటన

లువాంగ్‌ప్రబాంగ్, ఫిబ్రవరి 1:—
సరఫరా రవాణాకు విమానాలు లేకపోవడం మూలంగా అతిముఖ్యమైన సాలాఫౌకోన్ రోడ్డు కూడలిస్థానాన్ని ప్రభుత్వ బలాలు స్వాధీనం చేసుకోలేకపోయినవని లావోషియన్ ప్రభుత్వ బలాల నాయకుడు మేజర్ జనరల్ అనికన్ నేడు పత్రికా ప్రతినిధులతో అన్నారు.

రష్యన్ విమానాలు పథెట్‌లావో బలాలకు, కాంగ్‌లే దళాలకు ఆహార పదార్థాలు ఆయుధ సామగ్రి కూడా విమానాలద్వారా అందజేస్తున్నాయి.

జార్స్ మైదానంపై ముట్టడికి ఈరోడ్డు జంక్షన్‌ను స్వాధీనం చేసుకొనడం ముఖ్యమని కూడా జనరల్ అనికన్ అన్నారు.

మాస్కోలోని అమెరికా రాయబారి
సంప్రతింపులకై తిరిగి వాషింగ్టన్‌కు రాక

వాషింగ్టన్, జనవరి 31 :—
మాస్కోలోని అమెరికన్ రాయబారి వెల్వెర్లిన్ థాంప్సన్ ఫిబ్రవరి 8 వ తేదీ ప్రాంతంలో ప్రెసిడెంట్ కెన్నెడీతో సోవియెట్ అమెరికన్ సంబంధాలను గురించి సంప్రతించే నిమిత్తం వాషింగ్టన్ కుతిరిగిరాగలరని వైట్‌హౌస్ నేడుప్రకటించింది.

ప్రెసిడెంట్ కెన్నెడి, విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్ లిరువురు సోవియెట్ వైఖరికి సంబంధించిన వివరాలను సమగ్రంగా తెలుసుకొనగోరినందుకని శ్రీ థాంప్సన్ వస్తున్నారట.

పడికట్టు రాళ్లవంటి వ్యర్థపదాలు
పదములుకోపడం మంచిదని ఉద్యోగులకు హితవు

లక్నో, ఫిబ్రవరి 1:—
యు. పి. కార్మికమంత్రిణి శ్రీమతి సుచేత కృపలానీ, గతవారం ఇక్కడ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ ప్రభుత్వోద్యోగులు చాలాకాలం నుంచి వ్యవహారాలను నెరపేటప్పుడు కాగితాలపై "ఈ వ్యవహారం యింకా ఆలోచనలో వున్నదనో లేదా ఇది తుదిరూపంలో వున్నదనో" పడికట్టు రాళ్లవంటి సమాధానాలు, రిమార్కులు వ్రాస్తున్నారని, అలాగకాక సమాధానాలు స్పష్టంగా సూటిగా వుండాలని అన్నారు.

షెడ్యూల్డు తరగతుల శాసనసభ్యుల మహాసభ

హైదరాబాద్, జనవరి 30:—
అఖిలభారత షెడ్యూల్డు తరగతుల, జాతులకు చెందినశాసనసభ్యుల మహాసభ ఆహ్వానసంఘకోశాధికారిణి శ్రీమతి సుమిత్రాదేవి ఒక ప్రకటన చేస్తూ ప్రజలు మహాసభకు ఉదారంగా విరాళాలు యివ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మహాసభను ప్రధానమంత్రి ఫిబ్రవరి 5 న ప్రారంభిస్తారు.


పెద్దాపురంలో ప్రారంభంకాబడిన శ్రీ ముప్పన సోమరాజు అండ్ వీర్రాజు మెమోరియల్ ఆల్‌ఇండియా బాడ్‌మింటన్, చెడుగుడు టోర్నమెంట్సుకు ప్రారంభోత్సవం శ్రీ ముప్పన రామారావుగారు చేసినప్పటి చిత్రం

ఇండియాకు మిత్ర దేశాల సహాయం

: x :

బలవర్ధకాహారం విషయంలో అవసరమని అంతర్జాతీయ గోధుమలసంఘం సిపారసు

వాషింగ్టన్, జనవరి 30—
బలవర్ధ కాహారం విషయంలో ఇండియా ఒక విశిష్ట ప్రమాణాన్ని శీఘ్రంగా సాధించడానికి గాను ఇండియాకు మిత్రదేశాలన్నీ సాయపడాలని అంతర్జాతీయ గోధుమల సంఘం ఇవాళ సిఫారసు చేసింది.

ఇదే సంఘమువారు జపానులో తను పర్యటనను ప్రస్తావించి, బలవర్థక ఆహారం విషయంలోనూ విద్యా విషయంలోనూ అక్కడ జరిగిన అభివృద్ధిపట్ల సంతృప్తిని ప్రకటించి, వాటిని యితరచోట్ల ఆచరణలో పెట్టవచ్చునేమో జాగ్రత్తగాపరిశీలించవలసిందని సిఫారసు చేశారు.

ఈ సంఘంలో ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రతినిధు లున్నారు. వీరు జపాన్, ఇండోనీషియా, ఇండియాలలో గత సంవత్సరంలో పర్యటించారు.

ఈ పర్యటన జరుపవలసిందని గోధుమల వినియోగసంఘంవారు ఈ ప్రతినిధులను కోరారు. ఈ సంఘాన్ని అర్జంటీనా,ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్సు, అమెరికాలు ఈ గోధుమల వినియోగ సంఘాన్ని స్థాపించినవి.

అంతర్జాతీయ గోధుమల సంఘంవారు ఇలా ప్రకటించారు.

"దీర్ఘకాలికదృష్ట్యా, గోధుమల యుతోధికవినియోగానికి ఇండియాలో అద్భుతమయిన అవకాశాలున్నాయి.

"ఇండియాలో నానురొట్టె నాణ్యం అసంతృప్తికరంగానున్నది. ఇది ఇంకా బాగా వుండేటట్లు చేస్తే, ఎక్కువమంది దీనిని వాడడానికి ఇష్టపడవచ్చు. ఆధునిక యంత్రపరికరాలతో ఆధునిక పద్ధతులపైన నానురొట్టెలుతయారుచేయటం నేర్పే సంస్థ నొకదానిని ఇండియాలో ఏర్పాటు చేయవలసిన అవసరం వున్నది."

ఇండియా విదేశ మారక ద్రవ్యనిధులు తరుగుగా వున్నవనీ, వీటిని వినియోగించి, ఆహారపదార్థాలను ఇండియా కొనజాలదనీ, అందువల్ల "తక్కువ ధరలకు"గాని సహాయపు గ్రాంట్లుగాగాని, గోధుమలను అందజేయాలనీ, ఈ సంఘంవారు సిఫారసు చేశారు.

వాడకం ప్రస్తుత స్థాయిని ఉండేటట్లయితే, రాబోయే రెండేండ్లలోనూ కనీసం 40—50 లక్షల టన్నుల కాయధాన్యాలు, పప్పుధాన్యాలు ఇండియాలో కొరతకావచ్చుననీ, ఈ సంఘంవారు అంచనావేశారు. పుష్టికర ఆహారం విషయంలో అభివృద్ధిని సాధించాలంటే ఆ తరువాత కనీసం మరిమూడు ఏళ్ళవరకు సైనా ఆపాటి ధాన్యాల దిగుమతి అవసరం కూడా నని వారు సూచించారు.

"గోధుమ సరఫరా ద్వారా ఈ తరుగులో చాలా వరకు భర్తీచేయవచ్చు" అనికూడా ఈ ప్రకటన తెలియచేస్తున్నది.

అదనపు ఖర్చుకు ఉద్దేశించిన బిల్లు
మద్రాసురాష్ట్ర శాసనసభ ఆమోదం

మద్రాసు, జనవరి 30:—
ప్రస్తుతఆర్థికసంవత్సరంలో, అదనపుఖర్చులకు ఉద్దేశించిన నిధినుండి, రు 6,75,62,900లు ఖర్చుపెట్టడానికి ప్రవేశపెట్టిన అధికార బిల్లును మద్రాసు రాష్ట్ర శాసనసభ నేడు ఆమోదించింది.

దీనికి సంబంధించిన సప్లిమెంటరీ పద్దులను శాసనసభ ఇంతక్రితమే మంజూరుచేసింది.

మశూచివ్యాధి నిర్మూలనం
లక్ష్మణస్వామిమొదలియార్ ప్రకటన

మద్రాసు, జనవరి 30 :—
భారతదేశంలో మశూచివ్యాధి విస్తృతంగా వుండడం చాలా విచారకరమనీ, దీనిని ఇతరదేశాలవలె ఇండియా కూడా పూర్తిగా నిర్మూలించుకోవడానికి అవకాశాలు కలవనీ, మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ యిక్కడ జరిగిన రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇన్‌స్పెక్టర్ల సమావేశాన్ని ప్రారంభిస్తూ అన్నారు.

ఉత్తమ జానపద నృత్య ప్రదర్శనలకు బహుమతులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:—
ప్రధాని నెహ్రూ, నేడు 1961 జాతీయ జానపద నృత్య ప్రదర్శనల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను యిచ్చారు. దీనితో ఉత్తమ బహుమతి బీహార్ దళానికి వచ్చింది. రన్నర్స్‌—అప్ ట్రోఫీ అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్కళ రాష్ట్రాలకు వచ్చాయి. మైసూర్ రాష్ట్రానికి ప్రత్యేక బహుమతి వచ్చింది.

మహాబలిపురంలో కార్మిక విశ్రాంతిగృహం
నిర్మాణానికి రు 64 వేలు మద్రాసు ప్రభుత్వంచే మంజూరు

మద్రాసు, జనవరి 30:—
యాత్రికుల నాకర్షించే కేంద్రమైన మహాబలిపురంలో, పారిశ్రామిక కార్మికులకు ఉద్దేశించిన విశ్రాంతిభవన నిర్మాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని ఇవాళ మద్రాసు శాసనసభలో పరిశ్రమల మంత్రి శ్రీ ఆర్. వెంకటరామన్ తెలియజేశారు. 1960—61 కి రు64,300లు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు.

'అన్నిరకాల ఆయుధాల్ని విసర్జించాలి'
బ్రిటిష్ లేబర్‌పార్టీనాయకుని ఉద్ఘాటన

బొంబాయి, ఫిబ్రవరి 1:—
బ్రిటన్‌లోని మాజీ లేబర్ ప్రభుత్వ ఉపప్రధాని, లార్డ్ హెర్బర్ట్ మారిసన్, నేడిక్కడ పత్రికా రచయితల మండలి యిచ్చిన సన్మానానికి కృతజ్ఞత చెబుతూ, త్వరలోనే బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారానికి రాగలదని తాము విశ్వసిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రపంచ దేశాలన్నీ అణ్వాస్త్రాలనేకాక అన్నిరకాల ఆయుధాలను విసర్జించాలని, మిగిలిన దేశాలు ఆయుధాలను త్యజించకుండా, ఒక్క బ్రిటన్‌నే ముందుగా నిరాయుధీకరణ చేయాలనడం సబబుకాదని ఆయన అన్నారు.

ఎగుమతి - దిగుమతి బ్యాంకు సహాయంతోజరిగే సరఫరాలు

ఢిల్లీ, జనవరి 30 :—
యంత్ర పరికరాలతోసహా అమెరికాదేశపు ఎగుమతి—దిగుమతి బ్యాంకు ఆర్థిక సహాయంతో జరిగే సరుకుల రవాణా అంతా అమెరికా నౌకలలోనూ, ఇండియా నౌకలలోను మాత్రమే జరుగవలసి వున్నది.

ఇందుకు విరుద్ధంగా జరిగే రవాణాకు కష్టమ్సు అనుమతి లభించబోదని ఇండియా గెజెట్ ప్రకటన తెలియజేస్తున్నది.

మద్రాసు, ఫిబ్రవరి 1:—
తిరుచంగోడ్ తాలూకాలో కావేరిరైల్వేస్టేషన్ వద్ద ఒక కాగితం మిల్లును నెలకొల్పడానికి మద్రాస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీ వెంకట్రామన్ నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియ చేశారు.

ఈఫ్యాక్టరీ ప్రైవేటు రంగంలో స్థాపితమౌతుంది. దీనికి 13.5 కోట్లు కావలసి వుంటుంది.సంవత్సరానికి దీనిఉత్పత్తి 20వేలటన్నులు.

యంత్ర పరికరాలకే ఉక్కువాడాలి
కేంద్ర పరిశ్రమలమంత్రి శ్రీ షా సూచన

మద్రాసు, జనవరి 30:—
కొరతగా ఉన్న ముడి పదార్థాలను అత్యధిక ప్రయోజనం పొందగలవిధంగా ఎన్నికచేసి వాడుకొనవలసిన స్థితి ఏర్పడినదని, భారత దేశ పారిశ్రామికాభివృద్ధి ఆ దశకు వచ్చినదని కేంద్రపరిశ్రమలమంత్రి శ్రీ మనూభాయ్‌షా నిన్న నిక్కడ చెప్పారు.

మద్రాసు రాష్ట్ర ఇనుము ఉక్కు పోతదారుల సంఘం 8 వ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ, దేశంలో కొరతగా ఉన్న ఉక్కును గృహోపకరణ పాత్రలంగా గాక యంత్ర పరికరాలకు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.

పారిశ్రామికోత్పత్తి జాతీయ పట్టిక ప్రకారం 1960 లోనే 15 శాతం పెరిగినట్లు స్పష్టమవుతున్నదని, ఈ సంతృప్తికరమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొనే తృతీయ ప్రణాళికాంతానికి 102 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని జాతీయాభివృద్ధి మండలి గత సమావేశంలో నిర్ణయించినదని శ్రీ షా చెప్పారు.

ప్రభుత్వ రంగంలో బొకారో ఉక్కు కర్మాగారం తృతీయ ప్రణాళికాంతానికి ఉత్పత్తిని ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

చిన్నచిన్న పరిశ్రమల యూనిట్లకు కావలసిన ముడిసరకులు అందించకుండా ఉండటం ప్రభుత్వ విధానం కాదనీ, రూపాయల చెల్లింపు సౌకర్యంగల దేశాలనుంచి ఈ యూనిట్లకు కావలసిన ఉక్కు కడ్డీలు మొదలైనవి దిగుమతి అవుతాయని ఆయన చెప్పారు.

పార్టీ రహిత ప్రజాస్వామ్యపరిపాలన
అవసరమని శ్రీ జయప్రకాశ్ నారాయణ్ ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జనవరి 30 :—
సర్వోదయ నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్, వికేంద్రీకృత ప్రజాస్వామ్యమన్న విషయాన్ని గురించి యిచ్చట ఉపన్యసిస్తూ, ఇసుకపునాదులపై భవనం నిర్మించ లేమని, పరిపాలనాభవనం కట్టుదిట్టంగా వుండాలంటే బలమైన పునాదులు దీనికి అవసరమని అన్నారు.

విదేశ హస్తగత భారతదేశాన్ని మనం మన చేతుల లోనికి తెచ్చుకోగలిగినామనే మాట నిజమే కాని, పరిస్థితులలో మార్పుకూవ్యమని చాలమంది భావిస్తున్నారని దీనికి కారణం ప్రజాస్వామ్యం ఒకే ఒకచోట, పై అంతస్తులలో కేంద్రీకృతం కావడమేనని ఆయన అన్నారు.

ప్రజలకు బాధ్యతలు కలవన్న చైతన్యం కలిగించడానికి అధికార వికేంద్రీకరణ తప్ప అన్యథా శరణం లేదని, కాగా ఇది గ్రామాలనుంచి ప్రారంభమై, ప్రభుత్వ స్థాయివరకు ప్రాకాలని ఆయన అన్నారు.

రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా పార్టీ రహిత పరిపాలనను నెరపడానికి, పంచాయతీలను ప్రజాస్వామిక సంస్థలకు పూర్తిహక్కులు సంక్రమింప చేయాలని బయటవారు, ఏలాంటి ప్రమేయం కలిగింపకోకూడదని ఆయనఅన్నారు.

'అస్పృశ్యత ఇటీవలనే పుట్టుకొనివచ్చింది'
వేదకాలంలో అవిలేదని
శ్రీ కె. ఎం. మున్షీ ప్రసంగం

మద్రాసు, జనవరి 30 :—
ఈ మధ్యకాలాలలో కనుపించిన అస్పృశ్యత వేదకాలంలో లేనేలేదని, అది కేవలం ఇటీవల కాలంలో కల్పితమయినదనీ, శ్రీ కె. ఎం. మున్షీ నే డిక్కడ భారతీయ విద్యాభవన్ మద్రాసుకేంద్ర ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సభలో భారతీయ సంస్కృతి పునాదులు అనే విషయంపై ప్రసంగిస్తూ అన్నారు.

రుషులు, రాజులు శూద్రులను సాంఘికంగా అట్టడుగున నెట్టివేశారని కొందరు పాశ్చాత్యులకు, అధునాతనులకు కల భావం కేవలం అభూత కల్పన అని ఆయన అన్నారు.

ఆర్య జీవిత విధానాన్ని సంస్కృతిని అనుసరించని ప్రజలను వేదకాలంలో శూద్రులని పిలిచారనీ, ఆర్యవిధానాలను అనుసరించినవారిని జాతి, భాష, మొదలైన వాటితో నిమిత్తం లేకుండా ద్విజులని అన్నారని, శ్రీ మున్షీ చెప్పారు.

భారతీయ సంస్కృతి, ఆర్య, ద్రావిడ సంయోగంతోనే ఏర్పడినదనీ, ఈ రెండు సంస్కృతుల సంయోగం వేదకాలంలోనూ, అంతకు ముందు కాలంలోనూ, ఉత్తర భారతంలో జరిగివుంటుందని, ఆయన భావించారు.

సి. ఇ. ఫుల్‌ఫోర్డ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్., బొంబాయి
సోల్ ఏజంట్లు: దావా అండ్ కంపెనీ,
86 నైనియప్ప నాయక్ వీధి, మద్రాసు-3.

చంద్రికా సబ్బు
(ఔషధీకృతము అండ్ టాయిలెట్)

ఇది అందవికారంగా ఉన్నవారికి అందం చేకూర్చదు

అయితే చర్మాన్ని స్వచ్ఛముగానుంచి నానా రంగులు, నల్లమచ్చలు, మంగు, మొటిమలు మొదలైన చర్మవ్యాధులనుండి కాపాడును. క్రమంతప్పకుండా ఈ సబ్బును వాడుతుంటే, టాయిలెట్ సబ్బుగాను, ఔషధపు సబ్బుగాను, చంద్రికకంటె ఉత్తమమైనది మరొకటి లేదని మీరు గ్రహిస్తారు.

పెద్ద స్టోరు లన్నిటిలోనూ దొరకును.

తయారుచేసినవారు:—
ఎస్. వి. ప్రొడక్ట్సు ఇరింజాలకూడ—కేరళస్టేట్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పబ్లిక్ వర్క్సు శాఖ

ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ — హైదరాబాద్—4.

టెండరు ప్రకటన

పని పేరు.	అంచనా మొత్తం	కంట్రాక్టు మొత్తం	2½% బయానాధరం డిపాజిటు.
తూర్పుగోదావరిజిల్లా, కాకినాడ, రమణయ్యపేటలోని విశాఖపట్నం — బి. ఎస్. ఎస్. ఏ. పి. బారక్సులో ఓవర్ హెడ్ లైన్సు అమర్చుటం.	రు. 145275.00	రు. 122937.20	రు. 3075.00

పైన పేర్కొన్న పనికి సీలువేసిన టెండర్లు కావలెను. టెండర్లను దిగువ సంతకం చేసినవారు 1961 ఫిబ్రవరి 17 వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు స్వీకరిస్తారు. వాటిని అదేరోజు సాయంత్రం 3—30 గంటలకు ఆయన తెరుస్తారు.

టెండరుపట్టీల ప్రతులనూ, కంట్రాక్టు యొక్క ఇతర షరతులను, ప్రభుత్వ ట్రెజరీలో రు. 10—20 న. పై. ల మొత్తాన్ని "వ. వ. చెల్లింపులు — 111. ఇతర చెల్లింపులు. వ. వ. శా. ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) డివిజను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఖాతాకు జమార్లు" అనే పద్దుకు జమకట్టి, చలాను తీసుకొని దానిని, హైదరాబాద్—4, రెడ్‌హిల్సులోని ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) కార్యాలయం(నెం. 11—5—44) లో 1961 ఫిబ్రవరి 15 వ తేదీ సా. 5 గంటలలోపుగా ఏదైనా పనిరోజున ఆఫీసు వేళలలో దాఖలుచేసి పొందవచ్చును.

ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) డివిజనులో సమోదుకాని కంట్రాక్టర్లకు, వారు ఆంధ్రప్రదేశ్ లైసెన్సింగు బోర్డునుండి పొందిన ఎలక్ట్రికల్ కంట్రాక్టరు లైసెన్సుయొక్క నకలుపైన గెజిటెడ్ అధికారి సంతకం చేయించి దాఖలు చేస్తేనేగాని టెండరు పట్టీల ప్రతులు విక్రయింపబడవు.

టెండరుదార్లందరూ, టెండరు పట్టీల కొరకు దరఖాస్తులు ఇచ్చేటప్పుడు ఆదాయపువన్ను క్లియరెన్సు సర్టిఫికెట్లను దాఖలుచేయాలి.

(సం.) ఎం. ఏ. వహాబ్.
ఎలక్ట్రికల్ ఇంజనీరు (జనరల్) ఆంధ్రప్రదేశ్.

రేడియో

శుక్రవారం, ఫిబ్రవరి 3
శక 1882 మాఘ 14

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని : అష్టపూరాష్టకం, అంబాష్టకం, 7—00 తెలుగులో వార్తలు, 7—15 ఎస్. సీత - వీణ, 7—40 గాంధికథ (విజయవాడనుండి రిలే), 8—00 ఆంగ్లమున వార్తలు, 8 15 హిందీలో వార్తలు, 8—30 హిందూస్థానీ సంగీత శిక్షణ : రాగ్‌హమీర్, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము (విజయవాడనుండి రిలే), 1—00 శ్రీ సంపార్(హిందీ) 1—30 ఆశాలతా కులకర్ణి : ఖయాల్ దేశి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 ఆశాలతా కులకర్ణి : భజన్, 2—10 ఉర్దూలో వార్తలు, 2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 ఉర్దూలో కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గాంధికథ (హిందీ), 7—30 కర్ణాటక సంగీత కచేరి (మద్రాసునుండి రిలే), 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 9—30 నాటిక (విజయవాడనుండి రిలే), 9—45 సుగమ్ సంగీత్, 10—00 ఆశాలతా కులకర్ణి : ఖయాల్ పూర్వికల్యాణ్, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం 12—30 హైదరాబాద్ ఎ వలె, 1—00 అధ్యాత్మ రామాయణ కీర్తనలు : ఎర్రంశెట్టి వీరయ్య చౌదరి, 1—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 క్లారినెట్ : నిలయ విద్వాంసులు, 2—20 ఎస్. సీత : వీణ, 2—50 వాతావరణ సూచన, సాయంత్రం 3—45 హైదరాబాద్ ఎ వలె, 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 భక్తిమకరంద్ : దేవులపల్లి కృష్ణశాస్త్రి కీర్తనలు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్‌నుండి రిలే), 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎవలె, 7—40 గాంధికథ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, మధ్యాహ్నము 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 శిష్ట్లా గౌరీపతిశాస్త్రి : వీణ, 1—30 త్యాగరాజకీర్తనలు, ఓలేటి వెంకటేశ్వర్లు 1—50 తెలుగులోవార్తలు, 3—30 శ్రోతలు కోరిన పాటలు, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, 4—15 వాతావరణసూచన, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులోవార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 మద్రాస్ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 త్యాగరాజ కృతి సమాహ్వాయం: ఎమ్.వి. రమణమూర్తి, 9—30 త్యాగయ్యంధుల పాఠశాల నాటిక. రచన : బందా కనకలింగేశ్వరరావు 9—45 శిష్ట్లా గౌరీపతిశాస్త్రి : వీణ, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళమున వార్తలు, 7—30 నాదస్వరం (తిరుచ్చినుండి రిలే), 8—00 మధురగీతం, మధ్యాహ్నం 1—00 కదంబం 1—30 గానమంజరి, 1—40 హిందీలో వార్తలు, 1—50 గీతమంజరి, 2—00 తమిళమున వార్తలు, 2—40 వాతావరణ సూచన, సాయంత్రం 5—30 వేణువు : నిలయ విద్వాంసుడు, 6—00 భజన్, 7—15 తమిళమున వార్తలు, 7—30 షి. ఎస్. కృష్ణఅయ్యర్, మారెళ్ళ కేశవరావు : ఏమోలిన్ పాలఘాట్ రఘు : మృదంగం, 9—00 వాద్య గోష్ఠి, 9—15 కదంబం, 9—30 'పుదుమలర్', కొత్తపాటలు 9—45 సంగీతామృతం, 10—30 వాతావరణ సూచన ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీత మంజరి, 7—30 లలితా సహస్రనామం : అమృతానంద యోగి, 8—00 ఆంగ్లమున వార్తలు, మధ్యాహ్నము 12—30 మద్రాస్ ఎ వలె, 1—30 ఆంగ్లములో వార్తలు, 1—40 గానమంజరి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సాయంత్రం 5—30 పాశ్చాత్య సంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 ఎస్. సురభి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతమాల, 7—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 పాశ్చాత్య సంగీతం, 10—30 ప్రసార సమాప్తి.

తెనాలి వార్తలు

తెనాలి, జనవరి 28 :— తెనాలి అడిషనల్ జిల్లా మునసబు మేజస్ట్రేటు శ్రీ పి. బస్విరాజు, వేమూరు పంచాయతి అధ్యక్షుడు కోగంటి వెంకటేశ్వరరావుకు వేమూరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు శ్యామసుందరరావును కొట్టారనే నేరాన్ని విచారించి 4 నెలలశిక్ష, 250 రూపాయల జరిమానా విధించారు. ఎలవర్తి వీరయ్య, సజ్జా వీరయ్యల మీద నేరం ఋజువు కాలేదని విడుదలచేశారు.

కోగంటి వెంకటేశ్వరరావు బెయిల్‌మీద ఉన్నారు.

• • •

తెనాలి నటరాజ కళాసమితివారు గత ఆదివారం శ్రీ చిత్రపు సుబ్బారావు, అడ్వొకేట్‌గారి అధ్యక్షత ''వెంకన్నకాపురం'' ''ఆపద'' ''విధి వంచన'' అన్న నాటికలు ప్రశంసాపాత్రంగా ప్రదర్శించారు.

జగ్గయ్యపేటలో ఆటో-టెలిఫోన్

శ్రీ కాశేశ్వరరావుచే ప్రారంభోత్సవం

జగ్గయ్యపేట, జనవరి 31 :— ఆటో - టెలిఫోన్ ఎక్స్ఛేంజికి స్పీకర్ శ్రీ ఏ. కాశేశ్వరరావు ప్రారంభోత్సవం జరిపారు. శ్రీ వి. డి. ఎస్. ప్రసాద్ అధ్యక్షతన ఈ సందర్భంగా సభ జరిగింది. డివిజనల్ ఇంజినీర్ (టెలిగ్రాఫ్స్) శ్రీ ఏ. వి. రాయుడు ఎక్కువ ఎక్స్ఛేంజిలు తెరవడానికి ఇప్పుడు దేశంలో అవకాశాలు పెరిగినవన్నారు.

శ్రీ డి. అప్పయ్యశాస్త్రి, ముఖ్య అరాజా కృషిని శ్రీ పి. వి. రావు కృషిని ప్రశంసించారు. సబ్ పోస్టాఫీసు స్థాయిని సెలెక్షన్ గ్రేడ్‌కు పెంచాలని కోరారు. వందనసమర్పణ చేశారు.

కృష్ణా జిల్లా గ్రంథాలయ అథారిటీ చైర్మన్ శ్రీ జి. నాగేశ్వరరావు స్పీకర్ శ్రీ కాశేశ్వరరావు గౌరవార్థం విందుచేశారు. విందుకు పలువురు ప్రముఖులు హాజరైనారు. శ్రీ రాజారంగారావు సోషల్‌క్లబ్ రజిత ఉత్సవానికి శ్రీ కాశేశ్వరరావు హాజరైనారు.

పాలకొల్లు మున్సిపల్‌కౌన్సిల్ సమావేశం

(మన విలేఖరి)

పాలకొల్లు, జనవరి 24:— పాలకొల్లు పురపాలకసంఘం చైర్మన్ శ్రీ చోడిశెట్టి సూర్యారావు అధ్యక్షతన సమావేశమై ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి నిర్యాణానికి గాఢ సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.



భద్రాద్రిరామాలయసముద్ధరణ 'ఆంధ్రప్రభ' నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ కోయ శీతారామయ్య నర్సాపురం 10—00
శ్రీ చేబోలు పార్వతీశం, పాలకొల్లు 5—00
శ్రీ రేపాక రెడ్డియ్యగారి కుమార్తె వెంకటేశ్వర్లు, పాలకొల్లు 5—00
శ్రీమతి పెన్మెత్స బంగారమ్మ, గొల్లలకోడేరు 5—00
శ్రీ గౌరుతిరుపతిరెడ్డి, ప్రొద్దుటూరు 5—00
శ్రీ జనపరెడ్డి రాజారావు, ఏలూరు 5—00
శ్రీ మైలవరపు రామదాసు, మచిలీపట్నం 5—00
శ్రీ డి. సూర్యనారాయణ, దీవురుపల్లి 5—00
శ్రీ తంగెళ్ళమూడి బసవయ్య, కృష్ణాపురం 5—00

రూ. 3—00 విరాళ మిచ్చినవారు : పైడికొండల బ్రహ్మానందం.

రూ. 2—00 విరాళ మిచ్చినవారు : కత్తుల జగన్నాథం, నిప్పులేటి రామమూర్తి, కరికినీడి గంగరాజు, బళ్ళ నాగభూషణం, బళ్ళ నరసింహారావు, బళ్ళ జగన్నాథం, మండెల సత్యనారాయణ, పడవల వెంకట్రావు, పోతురాజు బ్రహ్మానందం, నిప్పులేటి వెంకట్రావు, బళ్ళ కొండలరావు, బళ్ళ రంగారావు, బళ్ళ రత్తయ్య, రెడ్డిం సుబ్బారావు, ఆర్. ఆర్. సత్యనారాయణ, సంగేపు వీర్రాజు, జరజాపు జగన్నాథరావు, యస్. వి. కృష్ణారావు.

రూ. 1—00 విరాళ మిచ్చినవారు : పాటిబండ్ల జనార్దనరావు, గుణ్ణం సుబ్బారావు, మిరియాల తాతయ్య, బళ్ళ మాణిక్యం, గుణ్ణం చిట్టిఅబ్బాయి, పాలంకి సత్యనారాయణమూర్తి, గుణ్ణం తాతబ్బాయి, కటికిరెడ్డి పురుషోత్తం, సోమిశెట్టి రాఘవులు, బళ్ళ చినభూషణం, ముండూరి రంగయ్య, సముద్రాల రంగారావు, సోమిశెట్టి పుల్లయ్య, చినమనగుండ యల్లమంద, యం. వేణుగోపాలరావు, యస్. ఆర్. సుబుద్ధి, ఎ. రామమూర్తి, కె. ముత్యాలు, బి. సత్యనారాయణ, కె. మల్లేశ్వరరావు, టి. గోవిన్న, యస్. అప్పారావు, వి. పెంటయ్య, పి. వి. జగలరాజు, కూచిపూడి నాగభూషణాచారి, యం. జె. ఆర్. పాత్రుడు, శిగటపు రామారావు.

పి. రామకృష్ణారావు 0—85
సింహాద్రి రామయ్య 0—85
నిన్నటివరకు వసూలయిన మొత్తం : 1,37,875—93
వెరసి : 1,37,993—63

వ్యవసాయ పనిముట్ల వర్కు-షాపు

: x :

తాడేపల్లిగూడెంలో నెలకొల్పడానికి సాంద్రవ్యవసాయసమన్వయసంఘ నిర్ణయం

(మన విలేఖరి) ఏలూరు, జనవరి 31:— వ్యవసాయ పనిముట్ల విషయంలో పరిశోధన చేయడానికీ, బ్లాకులోని వివిధ ప్రాంతాలకు సహాయ పడడానికి వీలుగా ఒక వర్కుషాపును తాడేపల్లిగూడెంలో నెలకొల్పడానికి సాంద్ర వ్యవసాయ జిల్లా కార్యక్రమాల నాల్గవ రాష్ట్రీ సమన్వయ సంఘం నిర్ణయించింది.

ఈసంఘ సమావేశం ఇక్కడ రెవిన్యూబోర్డు సభ్యుడు శ్రీ ఎమ్. టి. రాజు అధ్యక్షతన 28 న జరిగింది. తాడేపల్లిగూడెంలో నెలకొల్ప నిర్ణయించిన వర్కుషాప్‌కు దాదాపు అయిదు లక్షల రూపాయలు ఖర్చు కాగలదని తెలుస్తున్నది.

ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎల్. వెంకట కృష్ణయ్య, కలెక్టర్ శ్రీ సర్దార్‌ఖాన్, వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. వి. రెడ్డి, డిప్యూటీ డెవలప్‌మెంటు కమిషనర్ శ్రీ పి. వి. రత్నం, ఇకనామిక్సుబ్యూరో డైరెక్టర్ శ్రీ రంగ రామానుజం, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాసరావు, ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీ సి. హనుమంతరావు ఇందుకు సంబంధించిన ఇతర జిల్లా అధికారులు హాజరైనారు.

ప్రారంభించిన మురుగువసర్లు, కార్యక్రమ పురోభివృద్ధి, రాబోయే సమావేశ కార్యక్రమం, పరికరాల కొనుగోలు వంటి విషయాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది.

మురుగువనర్లకు ఏడులక్షలకుపైగా ఎస్టిమేట్లు తయారైనవనీ, ఒకటిన్నర లక్షల రూపాయల పనులకు కూడా ఎస్టిమేట్లు తయారైనవనీ చెబుతున్నారు. మరి ఒకటిన్నర లక్షల రూపాయల పనులను సమితులు, పంచాయతీ బోర్డులు ప్రారంభించాలని కోరడం జరిగింది.

ఇంతవరకూ జరిగిన పనిని సమీక్షిస్తూ ప్రాజెక్టు ఆఫీసరు శ్రీ సి. హనుమంతరావు 172 గ్రామాలకు సంబంధించిన పదహారువేల పథకాలు పూర్తి అయినవనీ, గ్రామాల అడ్‌హాక్‌సంఘాలు వాటిని పరిశీలించి ఆమోదించిన జాబితాలు పంపినవనీ, తెలియచేసినట్లు తెలుస్తున్నది. ఇంకా అక్కడ జరుగుతున్న పనులను వివరించారు.

'సమితులపై ప్రభుత్వ కంట్రోలుతొలగాలి'

దానిస్థానే ఒక కమిషన్ కావాలని ఆచార్యరంగా సూచన

హైదరాబాద్, జనవరి 29 :— స్వతంత్రపార్టీ అధ్యక్షుడు ఆచార్యరంగా నేడిక్కడ పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రస్తుతం అమలుచేయబడిన పంచాయతీ రాజ్య పథకం కేంద్రీకృత పద్ధతికి గల రెండవ రూపమే తప్ప మరొకటి కాదని అన్నారు.

పంచాయతీ సమితులు రాష్ట్రప్రభుత్వాధికారాలకు, తద్వారా కేంద్రప్రభుత్వానికి ముడిపెట్టబడి ఉన్నవని అందుచేత వీటిమీద ప్రభుత్వానికి గల కంట్రోలును తొలగించాలని ఆయన సూచించారు. ఈ అధికారాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంటె కూడ స్వతంత్రమైన ఒక కమిషన్‌కు అప్పగించాలని ఈ కమిషన్ సహకార సంఘాలమీద, మతాదాయ సంస్థలమీద కూడ అధికారం వహించ వచ్చునని ఆచార్యరంగా సూచించారు.

హైదరాబాద్‌కు సిక్కిం మహారాజా రాక

ఫిబ్రవరి 7 వ తేదీన

హైదరాబాద్, జనవరి 31: — సిక్కిం మహారాజా ఫిబ్రవరి 7వ తేదీ ఉదయము 9—35 గంటలకు ప్రత్యేక రైలులో విచ్చేయనున్నారు. ఆరోజునే ఆయన నాగార్జునసాగర్ సందర్శిస్తారు. ఆయనవెంట మరి ఇరవై ముగ్గురు ఉద్యోగులబృందంకూడా వస్తుంది. సాలార్‌జంగ్ మ్యూజియంను, నగరంలో విశిష్ట ప్రదేశాలను వారు ఫిబ్రవరి 8వ తేదీన సందర్శిస్తారు. ఆరోజు రాత్రి 10 గంటలకు వారు ప్రత్యేక రైలులో పూరీ క్షేత్రానికి బయలుదేరి వెళ్తారు.

నందిగామ ప్రాథమికోపాధ్యాయుల తీర్మానాలు

నందిగామ, జనవరి 28:— నందిగామ సమితి ప్రాథమికోపాధ్యాయుల సంఘం కార్యవర్గ సమావేశం శ్రీ కె. సత్యానందం అధ్యక్షతన జరిగింది. శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారికి జోహార్లు సర్పిస్తూ ప్రారంభంలో తీర్మానించారు.

తర్వాత ఈ క్రింది తీర్మానాలు ఆమోదించారు. నందిగామ కంచికచర్ల సమితి ఉపాధ్యాయులకు 1954, 55, 56 సంవత్సరముల యింక్రిమెంట్ల జీతముల బేడా రావలసిన దానికి 1958 సంవత్సరములో బిల్లులు చేసి జిల్లా బోర్డు వారికి పంపియున్నను యింతవరకు శాంక్షను చేసి పంపియుండలేదు. వెంటనే బిల్లులు ప్యాస్‌చేసి పంపగలందులకు కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌మన్ గారిని కోరుచు. సమితి ఉపాధ్యాయులలో స్పెషల్ సమితి ఉపాధ్యాయులకు టి. పి. యఫ్. ఎక్కవుంట్‌ను తెరచి టి.పి. యఫ్. చెల్లించుకొనుటకు పర్మిషన్ యిప్పించగలందులకు నందిగామ సమితి వారిని కోరుచు తీర్మానించారు.

ACCOUNT TEST EXAM. RESULTS

HYDERABAD, Jan. 31

The following are the register numbers of the candidates who have passed the account test for the employees of local bodies held in October, 1960 :

FIRST CLASS : 1.

SECOND CLASS : 5 6 9 13 14 21 24 28 29 32 34 36 47 48 49 52 54 60 62 66 68 69 70 71 84 101 04 06 09 11 13 16 22 27 38 42 44 45 46 52 71 74 78 85 86 89 90 98 99-B 200 05 14 17 18 25 38 40 41 51 55 57 61 64 66 67 68 72 74 95 & 313.

Sanitary Inspectors Exam.

A press note released by the Director of Information and Public Relations states :

With reference to the press release dated Jan. 28 regarding the sanitary inspectors' certificate examination, it is announced that the candidates with register numbers: 8 and 235 have also been declared to have passed in the whole examination of the sanitary inspectors certificate part I examination held in December 1960.



జనవరి 19 వ తేదీన పంగిడి రిజర్‌వాయర్ శంకుస్థాపన జరిగినప్పటి చిత్రం. ఎడమనుంచి వరుసగా శ్రీ నరసింహారావు. మైలవరం పంచాయతీ సమితి అధ్యక్షులు, శ్రీ అవధాని, విద్యుచ్ఛక్తి సూపరింటెండింగ్ ఇంజనీయర్, శ్రీ వి. విశ్వేశ్వరరావు, యం.యల్.ఏ., శ్రీ పత్తి సీతారామయ్య, పొందుగల పంచాయతీ అధ్యక్షులు, శ్రీ సి. కృష్ణారెడ్డి, పబ్లిక్ వర్కుసుశాఖ సూపరింటెండింగ్ ఇంజనీయరు, శ్రీ సుబ్బారావు, స్పెషల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు గార్లు ఉన్నారు.

పశ్చిమ గోదావరి పరిషత్తు సమ్మేళనం

(మన విలేఖరి)

ఏలూరు, జనవరి 30:— పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు జిల్లా స్థాయిసమ్మేళనం ఇక్కడ మొన్న నిన్న జరిగినవి. పరిషత్తు చైర్మన్ శ్రీ అల్లూరి బాపినీడు అధ్యక్షత వహించారు.

శ్రీ బాపినీడు స్వాగతం చెప్పి సమ్మేళనం ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని వివరించారు.

కలెక్టర్ శ్రీ సర్దార్‌ఖాన్ సమితులు పరిషత్తులు ఏర్పడి ఏడాది గడిచిందనీ ఇప్పుడు అనుభవాల దృష్ట్యా పరిపాలనలో కానవచ్చిన సమస్యలను ఇబ్బందులనూ చర్చించి వాటి పరిష్కారానికి సూచనలుచేయగలరని ఆశిస్తున్నానన్నారు.

డిప్యూటీ డెవలప్‌మెంటు కమిషనర్ శ్రీ పి. వి. రత్నం ప్రతిపనికీ ప్రభుత్వంమీద ఆధారపడరాదనీ, సొమ్ము లేకుండా గ్రామస్థులు చేసుకోగల పనులెన్నో ఉంటవనీ, అందుకు గ్రామస్థులు పూనుకోవాలనీ అన్నారు. సమ్మిష్టికృషివల్ల ఎన్నోపనులు సాధించవచ్చన్నారు.

రెవిన్యూబోర్డు సభ్యుడు శ్రీ ఎమ్. టి. రాజు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. సాంద్ర వ్యవసాయ కార్యక్రమాల అమలుపై పంచాయతీ అధ్యక్షుల, బ్లాక్ ఆఫీసర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

పెదపాడు, అత్తిలి, పెంటపాడు సమితుల అధ్యక్షులైన శ్రీయుతులు వి. దశరథరామయ్య, నరసింహారాజు, పసల సత్యనారాయణ గారలు అనుమతిలేని వ్యవసాయాన్ని సాగనివ్వరాదనీ, నీటిని సరిగా వాడేటట్లు చూడాలనీ, గొట్టంబావుల త్రవ్వకానికి రోటరీడ్రిల్లును సరఫరాచేయాలనీ కోరారు.

అనుమతించని వ్యవసాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని శ్రీ ఎమ్. టి. రాజు హామీనిచ్చారు. వెంటనే ఇటువంటి సమాచారాన్ని రెవిన్యూ అధికారులదృష్టికి తేవాలని అధ్యక్షులకు సూచించారు.

తర్వాత ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీ హనుమంతరావు ఇంతవరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించారు.

సమ్మేళనంలో అయిదు పరిశీలక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వివిధ అంశాలపై చర్చలు జరిపిన పిమ్మట యీ క్రింది సిఫార్సులను చేశాయి. వాటినిసమ్మేళనంలో ప్రవేశపెట్టారు.

వారుచేసిన సిఫార్సులలో కొన్ని ప్రధానమైనవి: ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న రేవులను సమితులకు గానీ,జిల్లాపరిషత్తులకు గానీ వాటిపరిస్థితినిబట్టి బదిలీచేయవచ్చు.విద్యుచ్ఛక్తి లేకుండా లేదా విద్యుచ్ఛక్తిసహాయంతో స్థానికముడిపదార్థాలతో, సొమ్ముతో నిర్వహించే వీలున్న పరిశ్రమలకుపంచాయతీ లేదా పంచాయతీ సమితి లేదా పరిషత్తు నాటికి యాజమాన్యాలు దాకా గ్రాంటు ఇవ్వవచ్చు. గ్రామ పంచాయతీలు సరిగా గ్రామ పథకాలను రూపొందించే బాధ్యతను ఎక్సుటెన్షన్ ఆఫీసరుల మీద ఉంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ట్రయినింగయిన ఉపాధ్యాయులను ఆయాసమితిల శాలలలో నియమించాలని సూచించారు. మిగతాచదువుకున్న నిరుద్యోగులకు కూడా సాధ్యమైనంతవరకు సమితులలో ఉద్యోగాలు చూపాలి. మూడవఫారం వరకూ చదివినవారిని సేవకులుగానో, జవానులుగానో తీసుకోవాలి. నిపుణులైన వృత్తులవారికి సహాయపడాలని సూచించారు.

ఆహార ఉత్పత్తి పనులు

ఆహార ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడం జరిగింది. రసాయనిక ఎరువుల దిగుమతికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్యాకేజీ కార్యక్రమాలకూ, మామూలు వ్యవసాయానికీ ఎరువులను సరఫరా చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎరువుల పంపిణీలో జరిగే జాప్యాన్ని నివారించడానికి, మార్కెటింగ్ ఫెడరేషన్ డిపోలు తెరచి రైతులకు సకాలంలో ఎరువులను సరఫరాచేయా లన్నారు. విద్యుచ్ఛక్తి ప్రైయర్లను కొనాలని సూచించారు.

మత్స్య పెంపక కేంద్రాలు

మత్స్య పెంపక పైలట్ కేంద్రాలను సాధ్యమైనంతవరకూ తెరవాలని సూచించారు.

ఇతర అంశాలు

అర్హులైన సభ్యుల విషయంలో వ్యక్తిగతంగా ఇచ్చే అప్పుల గరిష్ఠపరిమితిని సడలించాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ సంఘాలు ఏర్పాటు చేయాలనీ కొంతకాలంపాటు వ్యవసాయ పనులకు విద్యుచ్ఛక్తిని సరఫరాచేయాలనీ, విద్యారంగంలో హయ్యర్‌గ్రేడును రద్దుచేయాలనీ, అడ్డులేకుండా ఉపాధ్యాయులకు వసతులు ఇవ్వాలనీ సమర్థులైన ఉపాధ్యాయులకు బహుమతులు ఇవ్వాలనీ, గ్రామాలలో మధ్యాహ్న భోజన పథకం ఉపసంఘాలను వేయాలనీ, ప్రతిబ్లాకులోను కనీసం రెండుగ్రామాలలోనైనా నర్సరీ పాఠశాలలు తెరవాలనీ, ప్రతిగ్రామంలో పరిశుద్ధ నీటిసరఫరావద్ధతిని ప్రవేశపెట్టాలనీసూచించారు.

అవకాశంగల ప్రతితాలూకాకేంద్రంలో స్వయం సహాయక పారిశ్రామిక నగరాలు తెరవాలని సూచించారు.

సమితి అధ్యక్షుల అధికారాలకు సంబంధించిన కొన్ని సూచనలు చేశారు.

వివిధబృందాలు చేసిన సూచనలను సమ్మేళనంలో ఏకగ్రీవంగా ఆమోదించారు.

జిల్లా పరిషత్తు కార్యదర్శి శ్రీ అదిల్ బేగ్ వందన సమర్పణ చేశారు. వినోద కార్యక్రమాలు జరిగాయి. శ్రీ అల్లూరి బాపినీడు విందుచేశారు.

బొంబాయి, జనవరి 31 :— పూనాకు చేరువనున్న డాపోడివద్ద మోటారు కారుల భాగాలను ఉత్పత్తిచేసే ప్రాజెక్టును రాష్ట్ర రోడ్ రవాణా కార్పొరేషను నిన్నప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్ అంతటా రిపబ్లిక్ వేడుకలు

ఏలూరులో

ఏలూరులో రిపబ్లిక్ దినోత్సవం వైభవంగా జరిగింది. పట్టణం అంతా పచ్చతోరణాలతో రంగురంగుల జెండాలతో అలంకరించబడింది. స్థానిక ప్రభుత్వ భవనాలు, వివిధ కాంగ్రెసు వాణిజ్య సంస్థలు, ఉదయం జాతీయజెండాను ఎగుర వేశారు.

ఉదయం స్థానిక పోలీసు మైదానంలో జిల్లా కలెక్టరు శ్రీ వై. యం. సర్దార్‌ఖాన్‌గారు జాతీయ జెండాను ఎగురవేసి రిజర్వు పోలీసుదళం చేసిన సైనిక వందనాన్ని స్వీకరించారు.

తిరుగుబంట గ్రామకరణం శ్రీ నండూరి సత్యనారాయణమూర్తిగారి మానవసేవను మెచ్చి ఆంధ్రప్రభుత్వం ఒక సువర్ణ పతకాన్ని, సనదును బహూకరించింది. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ శ్రీ వై యం. సర్దార్ ఖాన్‌గారు శ్రీ సత్యనారాయణగారికి బహూకరించారు.

మధ్యాహ్నం తాలూకా ఆఫీసు ఆవరణలో రిపబ్లిక్ దినోత్సవసందర్భంగా బీదలకు అన్నదానం జరిగింది.

పట్టణంలో ముఖ్యంగా జిల్లా కాంగ్రెసు భవనం వద్ద, పట్టణకాంగ్రెసు సంఘ యాజమాన్యంక్రింద జిల్లా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ వీరమాచినేని వెంకటనారాయణ,జిల్లా పరిషత్తులో డాక్టర్ యం. రంగయ్య, పురపాలకసంఘంలో చైర్‌మెన్ శ్రీ నరహరిశెట్టి సూర్యనారాయణ, మార్కెటింగ్ ఫెడరేషన్‌లో అధ్యక్షులు శ్రీ వీరమాచనేని వెంకటనారాయణ, సర్. సి. ఆర్. కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీ డి. యస్. సుబ్రహ్మణ్యంగారు జాతీయ జెండాలను ఎగురవేశారు.

సాయం కాలం జిల్లాపరిషత్తు ఆఫీసు ఆవరణలో బహిరంగ సభ జరిగింది. జిల్లా కలెక్టరు శ్రీ వై. యం. సర్దార్‌ఖాన్‌గారు సభకు అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్తు చైర్‌మెన్ అల్లూరి బాపినీడు, డాక్టరు యం. రంగయ్య, జిల్లా కాంగ్రెసుకార్యదర్శి వీరమాచనేని వెంకట నారాయణగార్లు ఉపన్యసించారు.

కలెక్టరేటు ఉద్యోగస్థుల నాటకసంఘంవారు, జాయింటు కలెక్టరు శ్రీ ఇ. జగన్నాథరావుగారిచే రచింపబడిన ''అభ్యుదయం'' అనే తెనుగు నాటకాన్ని ప్రదర్శించారు.

రాజమండ్రిలో

మన జాతీయప్రభుత్వాన్ని బలపర్చాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. ఎల్. నరసింహారావు నేటి ఉదయం పాల్ చౌక్‌లో 4వ మండల కాంగ్రెసు ఆధ్వర్యాన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ చెప్పారు. తర్వాత శ్రీ దామెర్ల వెంకటరావు అధ్యక్షతను జరిగిన సభలో డాక్టర్ టి. కనకరాజు ఆ మండల కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ వాకా అప్పలస్వామి ప్రసంగించారు. ఆవార్డు మునిసిపల్ కవున్సిలర్ శ్రీ గొర్రెల అప్పలస్వామి అక్కడ చేరిన వందలకొద్దీ బాల బాలికలకు మిఠాయిలు పంచారు. శ్రీ వాకా అప్పలస్వామి వందన సమర్పణ గావించారు. నేటి 11వ భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా పట్టణంలో పలు ప్రాంతాల్లో జెండా వందనలు బాలబాలికలకు మిఠాయి పంపకాలు జరిగాయి.

మునిసిపల్ ఆఫీసు భవనంమీద చైర్మన్ శ్రీ నిడమర్తి నరసింహం సుబ్రహ్మణ్య మైదానంలో పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ నలమూరి పోతరాజు వీరేశలింగం టవునుహాలులో శ్రీ కె. సుబ్బారావు, 14వ వార్డు మునిసిపల్ స్కూలులో మునిసిపల్ కవున్సిలర్ శ్రీ షేక్ మస్తాన్, సెంట్రల్ టెలిగ్రాఫ్ కార్యాలయంలో టెలిగ్రాఫ్ మాస్టర్ శ్రీ పి. బాలకృష్ణ అల్యూమినియమ్ కన్‌స్ట్రక్షన్ ఫాక్టరర్సు అసోసియేషన్‌లో శ్రీ వాకా అప్పలస్వామి, ఇన్నీసుపేట అర్బన్ బ్యాంకులో శ్రీ వాకా అప్పలస్వామి, శ్రీ వీరేశలింగ ప్రభుత్వ మహిళా సముద్ధరణాలయంలో కుమారి పెద్దాడ విజయలక్ష్మి గారలు జాతీయ జెండాలను యెగురవేశారు.

కర్నూలులో

కర్నూలులో రిపబ్లిక్ దినోత్సవాలు జిల్లాకలెక్టరు శ్రీ జి. నారాయణశెట్టి జాతీయ పతాకం ఎగురవేసి స్థానిక పోలీసులు , విద్యాశాఖ సైనికదళం వారు సమర్పించిన సైనికవందనం స్వీకరించడంతో ప్రారంభమైనాయి.

పట్టణ కాంగ్రెసుకమిటీ ఈఉత్సవాన్నిజరిపించింది. బీదలకు, రోగులకు రెడ్‌క్రాస్‌వారు వస్త్రాలు బహూకరించారు. బీదలకు అన్నదానం జరిగింది. పిల్లల ఊరేగింపు తరువాత జరిగిన సభలో పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ మహబూబ్‌అలీఖాన్, శ్రీ వి. వి. సుబ్బయ్యచెట్టి, శ్రీ వాలీవుల్లాఖాన్ గార్లు ప్రసంగించారు. సాంస్కృతిక ప్రదర్శనలు జరిగినవి.

గుంటూరులో

గుంటూరు పట్టణంలో రిపబ్లిక్ దినోత్సవం ఉత్సాహంగా జరుపుకున్నారు. అన్ని పబ్లిక్ సంస్థలమీదా జాతీయ పతాకం ఎగురవేయబడింది. విద్యుద్దీపాలతో అలంకరించారు.

జిల్లా కలెక్టరు శ్రీ జి. వి. ఎస్. మణి పోలీసు మైదానంలో సాయుధ పోలీసులు, విద్యార్థి సైనిక దళాలు సమర్పించిన విన్యాసం తిలకించి వందనం స్వీకరించారు. జిల్లా పోలీసు అధికారి శ్రీ టి. పాపయ్య స్వాగతం చెప్పారు.

హిందూ కళాశాల ప్రిన్సిపాలు శ్రీ వి. సుబ్బారావు, జిల్లాపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ షేక్ గాలిబు ప్రభృతులు ప్రసంగించారు. సాయంత్రం ఆటల పోటీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టరు సతీమణి శ్రీమతి సరస్వతీ లక్ష్మారెడ్డి బహుమతులు పంచారు. తర్వాతసాంస్కృతిక ప్రదర్శన జరిగింది.

జీవకారుణ్య సభ

నత్తేనపల్లి, జనవరి 28 :— రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నత్తేనపల్లి శాఖ ఆధ్వర్యమున ఏర్పాటు జేయబడిన జీవకారుణ్య మద్యపాన నిషేధ ప్రచారక సభలో అనకాపల్లి వాస్తవ్యులు, సుజన సమాజ కార్యదర్శి అయిన శ్రీ బ్రహ్మచారి సీతారావు కృష్ణగారు ప్రసంగించిరి. గోవధను వెంటనే పూర్తిగా మాన్పించ జాలక పోయినా పర్వదినముల లోనూ మహాత్ములు జన్మించిన పవిత్ర దినముల లోనైనా నిషేధాజ్ఞను అమలు జరుపునట్లు చేయవలసినదిగా తీర్మానం జేశారు. శ్రీ దేసు గురవయ్యగారి వందన సమర్పణతో సభ ముగింపబడినది.

స్థానిక వార్తలు

విజయవాడలో సర్వోదయపక్షం ప్రారంభం

విజయవాడ, జనవరి 31:— బాపూజీ పవిత్ర చితాభస్మం విజయవాడవద్ద కృష్ణ నదిలో నిమజ్జనంచేసియుండుట వలన ప్రతి సంవత్సరము ఇచ్చట సర్వోదయ ఉత్సవాలు జరుపబడుచున్నవి. ఈ సంవత్సరం కూడా దుర్గాపురం 4వ అడ్డురోడ్డులో ఉన్న సర్వోదయపాత్ర కార్యాలయంవద్ద ఈ సర్వోదయ ఉత్సవాలు నిన్న ప్రారంభమైనవి.

ప్రాతఃకాలం 4 గం. 30 ని. లకు ప్రార్థనా సూత్రయజ్ఞాలతో కార్యక్రమం ఆరంభమయ్యెను. ప్రార్థనానంతరం శ్రీ మేడూరి సీతారామాంజనేయులుగారు, శ్రీ చర్ల గణపతిశాస్త్రిగారు, శ్రీ ఉప్పులూరి రామశాస్త్రిగారు, శ్రీ సుందరం గారు, డా. వెంపటి సూర్యనారాయణగారు ఉపన్యసించిరి. పిమ్మట 7 గం. నుండి 10 గం. వరకు సర్వోదయకార్యకర్తలు గ్రామ పారిశుద్ధ్యకార్యక్రమము చేసిరి. మధ్యాహ్నము 2 గం. 30 ని. ల నుండి 3 గం. వరకు సూత్రయజ్ఞము జరిగిన పిదప 4 గంటలవరకు శ్రీ చర్ల జనార్దనస్వామి గారు తులసీరామాయణములో ఒక ఘట్టము చదివి అర్థముసువివరించిరి. తరువాత సర్వోదయగానము జరిగినది.

కుంది కసరత్తు కార్యక్రమము ప్రారంభించబడినది. 3 శేర్ల ధాన్యము దంచినవారికి రెండు ఇడ్డెన్లు, ఫలహారము పెట్టుటకు, ఒకచిల్పి (చిలప) దారము వడికినవారికి అన్నము పెట్టుటకు ఏర్పాటు జరిగినది. 6 గంటలకు ప్రార్థన తరువాత శ్రీ మేడూరి సీతారామాంజనేయులుగారు ఉపన్యసించిరి. పిమ్మట శ్రీ బూర్గుల రామమూర్తి అండ్ పార్టీవారు 'కళింగ ప్రతిభ' బుర్రకథ చెప్పిరి.

ఆయుర్వేద ఆరోగ్య కేంద్ర నిర్వాహకుల సభ

విజయవాడ, జనవరి 28:— ఆయుర్వేద ఆరోగ్యకేంద్ర నిర్వాహకుల సమావేశం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలి కార్యాలయమందు జరిగింది. సభకు మహామండలి ప్రధాన కార్యదర్శి శ్రీ కపిరాజమోహన్ అధ్యక్షత వహించారు. సమావేశమును ఆయుర్వేద సార్వభౌమ శ్రీ పుల్లెల శోభనాచల చక్రవర్తి ప్రారంభించారు.

ఆరోగ్య కేంద్ర నిర్వాహకులు శ్రీయుతులు అబ్బూరు వెంకట సుబ్బయ్య, యస్. నారాయణ, బి. నరసింహరాజు, దీవి అనంత రామాచార్యులు, బుర్రా పూర్ణానందం, షేక్ ఖాబూసాహెబ్, శ్రీమతి వి. రాధాబాయి, ఎ. గోవిందరాజులు, దుడ్డు కోటయ్య, యం. పి. మహమ్మద్, యం. కృష్ణారెడ్డి, యం. వి. గోపాలరావు, తిప్పర్తి రామకృష్ణయ్య, రొంపిచర్ల హనుమాచార్యులు, యస్.వి.వి. బాలకృష్ణారావు, కె. జె. నాగయ్య, మొదలైనవారు తమ తమ కేంద్రముల నిర్వహణ గురించి వివరించారు.

ఈ క్రింది తీర్మానములను ఏకగ్రీవంగా చేశారు: ''గతసంవత్సర నివేదికలను ప్రభుత్వమునకు ఆంధ్రాయుర్వేద బోర్డునకు, ఇండియన్ మెడిసన్ ప్రత్యేకాధికారికి పంపుచూ వివిధ ప్రాంతములలో స్థాపించబడిన ఆయుర్వేద ఆరోగ్య కేంద్రము లన్నియు పరిశీలించి ప్రజావసరములనుగురించి తగు సహాయము చేయవలసినదిగాకోరారు. ''మార్చి 3 వ తేదీ శ్రీ లక్ష్మీపతి గారి 82 వ జన్మదినోత్సవము పురస్కరించుకొని సప్తాహంగా ప్రతి ఆరోగ్యకేంద్రము ఆరోగ్య ప్రచారము, బుర్రకథలు, చిత్రప్రదర్శనలు, వ్యాయామ ప్రదర్శనలు వేడుకగా ప్రజాసహాయముతో జరుపుటకు నిర్ణయించారు.

శ్రీమతి వి. రాధాబాయిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

'మట్టి బంగారం' నాటక ప్రదర్శనం

విజయవాడ, జనవరి 30 :— ఈనెల 29 వ తేదీన శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయములో ర. స. వ. సమాఖ్య విజయవాడ వారు శ్రీ చిల్లర భావన్నారాయణగారు రచించిన ''మట్టి బంగారం'' అనే సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీ జి. యస్. ఆర్. మూర్తి, యస్. వాసుదేవరావు, యస్. వెంకటేశ్వరరావు, సి. హెచ్. కబీర్‌దాస్, బి. కె. రాధ, సి. హెచ్. వీరభద్రరావు, డి. యస్. యస్. మూర్తి, యం. యస్. ఆర్. శాస్త్రి, కె.లక్ష్మణరావు,కుమారి రమ,కుమారి సువర్ణలత గార్లువారివారిపాత్రలనుకడునిపుణతతోఅభినయించారు. మ్యూజిక్ శనగశెట్టి రాధాకృష్ణమూర్తి అండ్ పార్టీవారు. స్లైబాక్ కుమారి దినమణి అండ్ అప్పారావు. మ్యూజిక్ సహజంగా వుంది. రంగాలంకరణ చాలా బాగున్నది. దీనికి దర్శకత్వం వహించినవారు శ్రీ జి. యస్. ఆర్. మూర్తి రచనలో హాస్యం తగు మోతాదులోవుండి ప్రేక్షకులను వుర్రూతలూగించింది. నాటక ప్రదర్శన మొత్తం నూతనత్వంలో చాలాబాగావుంది. జావళీపాట వ్రాసినవారు శ్రీ వి. పి. సారథి.

శ్రీ సుంకర కనకారావుగారు (ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక ఏకాడమి ఆర్థిక శాఖాసభ్యులు) నాటకప్రదర్శనాన్నిగూర్చిప్రసంగిస్తూ పువ్వులు సమర్పించారు. శ్రీ చిల్లర భావన్నారాయణగారిని (నాటక రచయిత) సభకు పరిచయం చేశారు.

ఎన్. జి. ఓ. ల సమావేశం

విజయవాడ, జనవరి 29:— భారత స్వాతంత్ర్య రిపబ్లిక్ దినోత్సవ సందర్భమున పశ్చిమకృష్ణా జిల్లా యన్. జి. వో. ల హోంలోసమావేశం స్థానికలిమకేసరి జమీందార్ తంగిరాల వీరరామవయ్యా యన్. జి. వో. శ్రీయుత యస్. నాగరాజన్ గారి అధ్యక్షతను జరిగినది. పతాకోత్సవము యన్. వి. యస్. ఆచారిగారు జరిపిరి. తదనంతరం రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యతను గూర్చి శ్రీయుతులు జె. బి. రాజారావు, శాస్త్రి కృష్ణ గార్లు ప్రసంగించిరి. తీర్మానములు కొన్ని చేసిన తరువాత కార్యదర్శి అభివందనములతో సభ ముగిసినది.

విజయవాడలో గాంధీజీ వర్ధంతి

విజయవాడ, జనవరి 31:— ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంఘం కార్యాలయంలో గాంధీజీవర్ధంతి జరిగింది. డాక్టరు అవనిగడ్డ నాగభూషణం అధ్యక్షత వహించారు. శ్రీయుతులు నగ్గుర్తి రామకృష్ణయ్య, నాయుడు రామానుజం, ఎ. వి. సాగర్, నారాయణవర్మ ప్రభృతులు ప్రసంగించారు. అమరవీరుల సంస్మరణార్థం, సభ్యులు రెండు నిముషాలు మౌనం వహించారు.

గజ్జిదురద

మీ చర్మములోగల కోట్లకొలది సూక్ష్మరంధ్రములలో అనేక విధములగు క్రిమి జాతులు నివసించి చర్మమునకు దురద, మంటలు, కలిగించుచు తామర, గజ్జి, చర్మము వాపులు, చర్మము మంట, చీము, తామర, పొక్కు, సెగగడ్డలు మొదలగు రోగములను వ్యాపింపచేయును. సాధారణ చికిత్సల ద్వారా క్రిములు నశించకపోవుటచే తాత్కాలిక ఉపశాంతి మాత్రమే కలుగును. శాస్త్రోక్తముగా తయారైన నిక్సోడెర్మ్ (NIXODERM)తో వెంటనే క్రిములు నశించి వేగముగ మీ చర్మము మృదువుగాను, శుభ్రముగాను ఉండుటకు యీ మందు తోడ్పడగలదు. చర్మవ్యాధులకు కారణమైన క్రిములను నిర్మూలముగా సంహరించు నిక్సోడెర్మ్ (NIXODERM)ను నేడే మీ కెమిస్టు వద్ద కొనండి.

సంగ్రహ ప్రకటనలు

వివాహములకు

అందమైన యువతీ యువకులు కావలెనా ? వివరాలకు : 25 న. పై. పంపుడు. నవ్‌భారత్ మేరేజ్ బ్యూరో, మేనేజర్, కె. బాస్కర్, కొమరిపాలెం, వయా అనపర్తి, తూ. గో. జిల్లా.

కావలెను

పేరొందిన మా భవాని సిల్కు, కాటన్ జంబు కానాలకు, గట్టి చాయ దుప్పట్లకు ఆర్డర్లు సంపాదించే నిమిత్తం మంచి కమీషన్‌మీద ఏజంట్లు కావలెను. ఇంగ్లీషులో వ్రాయుండి.

SENDHAMARAI TEXTILES, Jambai (Post), Bhavani Taluq, S.I

కావలెను

విజయవాడ మునిసిపాలిటీ

యునానీ మునిసిపల్ డిస్పెన్సరీలో మెడికల్ ఆఫీసరు ఉద్యోగమునకు అర్హులైన అభ్యర్థుల నుండి 8—2—61 లోగా దరఖాస్తులు కోరబడుచున్నవి. రు. 150—7½—210—10—250 మరియు మామూలు అలవెన్సుల స్కేలులో నెలకు రు. 150— జీతం యివ్వబడును. ఈ ఖాళీ సుమారు 1½ నెలలుఉంటుంది.

కమీషనరు అండ్ స్పెషల్ ఆఫీసరు.

ప్రకటన

నూజివీడు పంచాయతీ సమితి

నూజివీడు పంచాయితీ సమితి ఆఫీసుకు 1960—61 కు కావలసిన ఫర్నీచరు నిమిత్తం ది. 10—2—61 న 3 గంటలలోగా నూజివీడు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు గారిచే టెండర్లు స్వీకరించబడును. వివరములు సమితి ఆఫీసునుండి పొందవచ్చును.

టెండరు డిపాజిట్టు— రు. 150—00

(సం.) టి. డి. ప్రభాకరరావు
బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు, నూజివీడు.

ప్రకటన

భీమవరం మునిసిపాలిటి

భీమవరం మునిసిపాలిటీ 17 వ వార్డులోని హరిజనపేటలోని శ్రీ కందికట్ల గాంధియొగారి యొద్దనుండి కోర్టుద్వారా స్వాధీనపరచుకొన్న 129 చ. గ.లస్థలము అందులోయున్న పెంకుటిల్లు ది 10—2—1961 వ తేదీ సాయంత్రం 4 గంటలనుండి మ్యునిసిపల్ ఆఫీసునందు శ్రీ కమిషనరుగారిచేగాని వారి అనుమతి పొందిన మరియొకరిచేగాని బహిరంగముగ వేలము వేయబడును. ఇందు మూలముగా తెలియపరచడమైనది. వేలపు షరతులు మ్యునిసిపల్ ఆఫీసు నందు తెలిసికొనవచ్చును.

ఇందుకూరి సుబ్బరాజు, మున్సిపల్ కమీషనరు.

టెండరు నోటీసు

పందలపాక పంచాయతి

దిగువ పనులకు సీలు వేసిన టెండర్లు ది. 11—2—'61 సా. 3 గం.లు లోగా చేరునట్లు యెగ్జిక్యూటివు ఆఫీసరుచే కోరబడుతున్నవి మిగత వివరములు పంచాయితీ ఆఫీసులో తెలుసుకొనవచ్చును. టెండర్లు పెట్టువారు యీ పంచాయితీ రిజిష్టర్డు కంట్రాక్టర్లయి యుండవలెను.

నెం	పని పేరు	ఎస్టిమేటు మొత్తము	చెల్లింపు ధరావతు
1.	రోడ్డు పనులు, మెటలు గ్రావెలు.	రు. 4570	రు. 230
2.	కల్వర్టులు	1010	50
3.	మార్కెట్టులో తాలాకు షెడ్డు వేయుట.	660	33

(సం.) ఎమ్. రామమూర్తి,
యెగ్జిక్యూటివు ఆఫీసర్.

టెండరు నోటీసు

రామచంద్రపురం మునిసిపాలిటి

ఈ మునిసిపాలిటీ తాలూకు యీ దిగువ పనులు చేయుటకు ది 27—1—61 తేదీ టెండరు నోటీసు ప్రకారం ది 9—2—61 తేదీ సాయంకాలము గం. 4—00 లవరకు సీలు వేయబడిన టెండర్లు తీసుకొనబడును. ఆరోజు సాయంత్రం గం 5—00 లకు టెండర్లు తెరువబడును ఇతర వివరములు మున్సిపల్ ఆఫీసులో పొందవచ్చును.

1. గొల్లదొంకలు పాయఖానా రిపేర్లు ఎస్టిమేటు రు. 1470—
2. కన్‌సర్‌వెన్సీ సామానులు షెడ్డు కట్టుటకు ,, ,, 740—
3. లైటింగు సామాను షెడ్డు కట్టుటకు ,, ,, 740—

(సం.) డి. రామమోహనవెంకటకోటినా చంపతిరావు,
కమీషనరు అండ్ స్పెషల్ ఆఫీసరు.

ట్రాక్టర్ల కొనుగోలుకు విదేశీ కరెన్సీ

రు. 25 లక్షల మేరకు మద్రాసు రాష్ట్రానికి సౌకర్యం

మద్రాసు, జనవరి 30:— ట్రాక్టర్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్రాసు రాష్ట్రానికి రు. 25 లక్షలమేరకు విదేశీ మారక సౌకర్యం కలుగజేసింది. రష్యానుంచి 7 రు. 18 లక్షలమేరకు, అమెరికానుంచి రు. 7 లక్షల మేరకు ఈ సౌకర్యం వలన మద్రాసు ప్రభుత్వం ట్రాక్టర్లను తెప్పించుకోవచ్చు.

రాష్ట్ర శాసనసభలో నిన్న ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ వ్యవసాయమంత్రి శ్రీ యం. భక్తవత్సలం తెలియజేశారు.

స్పీకరు డాక్టర్ యు. రామకృష్ణారావు సభకు అధ్యక్షత వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించిన పిమ్మట ట్రాక్టర్ల కొనుగోలు పథకంక్రింద కేంద్ర ప్రభుత్వం ఈ సౌకర్యం కలుగజేసిందని శ్రీ భక్తవత్సలం వివరించారు.

అరసు ద్రవిడ కజగం ప్రదర్శనలు

మద్రాసులో 24 మంది కార్యకర్తల అరెస్టు: విడుదల

మద్రాసు, జనవరి 31 :— మద్రాసురాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చివేయాలని కోరుతూ నిన్న తమిళ అరసు కజగం నగరంలోనూ, తదితరచోట్ల ప్రదర్శనలు ఏర్పాటు చేసింది.

పోలీసులు 24 మంది కార్యకర్తలను ఈ సందర్భంలో అరెస్టు చేసి సాయంకాలం విడుదల చేశారు.

ఎలిజబెత్ రాణిచే పవిత్ర సబర్మతీ ఆశ్రమ సందర్శన

అహమ్మదాబాద్, ఫిబ్రవరి 1:— మన మాతృదేశ స్వాతంత్ర్యసిద్ధికై, జాతిపిత, మహాత్మాజీ, తపస్సుచేసిన 'సబర్మతీఆశ్రమ' పుణ్యస్థలిని, నిన్న యిచ్చట బ్రిటిష్‌రాణీ ఎలిజబెత్, సందర్శించారు. ఆమె, తానుధరించిన పాదరక్షలను విడిచిపెట్టి, ఆశ్రమవాటికలోనికి ప్రవేశించగానే, ఎదుట వరండాలో, 'హంతకుని తుపాకిగుండుకు బలిఅయిన, మహాత్మాజీ ఫోటోను' చూసి, ఆమె అక్కడనే మౌనయై, నిశ్చేష్టయై, శిలా ప్రతిమవలె కొద్దిక్షణాలపాటు నిలబడిపోయారు.

పిమ్మట ఆమె రెండు అడుగులు ముందుకు వేసి, గాంధీజీ వ్రాసుకొనే బల్లను, ఆయన నివసించే స్థలాన్ని వీక్షించారు. వరండాలో గాంధీజీ సహచరులలో ఒక వృద్ధ, ఆసమయంలో నూలు వడుకుతూ కూర్చున్నది. ఆ వృద్ధ, రాణిని సమీపించి 'యాత్రికుల గ్రంథంలో' సంతకం చేయవలసినదిగా, ఎలిజబెత్‌రాణిని అభ్యర్థించింది. రాణి తన పేరును పూర్తిగా పేర్కొనక ''ఎలిజబెత్'' అని మాత్రమే సంతకం చేశారు.

ఆశ్రమవాటికలోవున్న తోపును తిలకించి, రాణి, అక్కడవున్న పర్ణకుటీరాలవైపు నడిచి వెళ్లారు. ఆతోపులో ఒక ప్రక్క వరస వరసగా, తొమ్మిది వేపచెట్లు వున్నాయి. ఆ చెట్ల మధ్య ఆసీనులై మహాత్మాజీ సాయంకాలం వేళల ప్రార్థనలు జరుపుతూ వుండేవారు. ఎలిజబెత్ రాణి, కొన్ని నిముషాలసేపు తదేకదీక్షగా చూస్తూ అక్కడ ఆగిపోయారు. ఆమె వెంట, డెబ్బై రెండేళ్ల వృద్ధుడు మహాత్మాజీ అనుంగు శిష్యుడు ఐరిష్ దేశస్థుడు సబర్మతీ ఆచార్యుడు, రెవరెండ్ జె. యస్. హైలీ వున్నారు. మహాత్మాజీ ఆహ్వానాన్ని పురస్కరించుకొని 1920 లో ఆయన సబర్మతీ ఆశ్రమానికి విచ్చేసి అచ్చటనే స్థిర నివాసం ఏర్పర్చుకొన్న ఆచార్యుడు ఆయన.

ఎలిజబెత్‌రాణి, ఆమె భర్త డ్యూక్ ఆఫ్ ఎడింబరోలు, నిన్న మధ్యాహ్నం సరిగా పన్నెండు గంటలకు ఇక్కడకు విమానంలో విచ్చేశారు. విమానాశ్రయంలో, ఆ దంపతులకు, వేలాది ప్రజలు నిండు హర్షంతో ప్రఫుల్ల వదనాలతో స్వాగత మిచ్చారు. ఆమెపై గులాబీరేకులవర్షాన్ని కురిపించారు. ఢిల్లీ బయట ఏ నగరంలోను, వారికి ప్రజలు ఇంత హెచ్చుమంది ఇంత బ్రహ్మాండంగా స్వాగతమియ్యలేదు. కార్యాలయాలకు సెలవు లేకపోయినా, రాణి రాకముందు ప్రకటించబడకపోయినా, అశేష ప్రజానీకం, విమానాశ్రయానికి విచ్చేసి రెండుమైళ్ల పొడవునా బారులు తీర్చి నిలబడారు.

ఎలిజబెత్‌రాణి పూదాగులానీరంగు దుస్తులు, పుష్పాకృతిగల టోపీ ధరించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, తదితర ఉన్నతోద్యోగులు విమానాశ్రయంలో ఆమెకు స్వాగతమిచ్చారు.

గుజరాత్ పోలీసులు, సైనికులు వందనాన్ని స్వీకరించి, ఎలిజబెత్‌రాణి టాపులేని కారులో ఆసీనురాలై 13 మైళ్ల దూరంలోవున్న రాజభవన్‌కు చేరుకొన్నారు. దారి పొడుగునా ప్రజల హర్షధ్వానాలతో దిక్కులు పిక్కటిల్లాయి. వారిని అదుపులో పెట్టడం పోలీసులకు కష్టమైపోయింది.

నృత్య ప్రదర్శనల వీక్షణ

రాత్రి భోజనానంతరం, చల్లని వెన్నెలలో ఆరుబయట కూర్చొని, ఎలిజబెత్‌రాణి, డ్యూక్ ఆఫ్ ఎడింబరోలు, సాంస్కృతిక ప్రదర్శనాలను తిలకించారు. ఇవి రాజభవన్ వెనుక భాగంలో వున్న ఆవరణలో ఏర్పాటు చేయబడ్డాయి. మహాభారతములోని కొన్ని కథాభాగాలను, కళాకారులు చక్కగా అభివ్యక్తం చేస్తూ, నృత్య ప్రదర్శన లిచ్చారు. ఇవేకాక, సౌరాష్ట్ర జానపద నృత్య ప్రదర్శనాలు జరిగాయి.

నృత్య ప్రదర్శనల అనంతరం ఎలిజబెత్‌రాణి, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ లిరువురూ వేదికపైకి వెళ్లి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కళాకారులు వారికి పరిచయం చేయబడ్డారు.



ఈ యేడు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంలో 'పద్మభూషణ్' బిరుదాన్ని పొందిన ప్రసిద్ధ చిత్రకారుడు శ్రీ స్వెతొస్లావ్ రోరిక్

ఖాట్మండూలో సమ్మె ప్రయత్న వైఫల్యం

ఖాట్మండూ, జనవరి 29:— భారతదేశంలో ప్రజా సోషలిస్టుపార్టీ నేపాల్ రాజకీయాలపట్ల అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఖాట్మండూలో సాధారణసమ్మె జరుపవలెనన్న ప్రయత్నాలన్నీపూర్తిగావిఫలమైపోయాయి. ఒక్క షాపుకూడా ఎవరూ మూయలేదు. అక్కడక్కడ కొందరు గుమికూడి దుకాణాలను మూయించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు ముగ్గురుని అరెస్టు చేశారు. భారతదేశం ''రాజ్యవిస్తరణను'' వాంఛిస్తున్నదని, విమర్శిస్తూ కరపత్రాలు పంచిపెట్టబడ్డాయి.

గర్భనిరోధక సాధనాల విషయం

మహిళలకు వివరించాలని డాక్టర్ అగర్వాల్ సూచన

హైదరాబాద్, ఫిబ్రవరి 1 :— గ్రామసీమలో మహిళలు కుటుంబ నియంత్రణ ఉద్యమానికి వ్యతిరేకులు కారని, గర్భనిరోధక సాధనాలను గూర్చి వారికి తెలియజేయాలని డాక్టర్ యస్. యన్. అగర్వాల్ అఖిల భారత కుటుంబ నియంత్రణ నాల్గవ సమావేశంలో నిన్న తెలియజేశారు.

కుటుంబ నియంత్రణ ఉద్యమం పట్ల సంఘటిత వ్యూహ ప్రతిఘటన ఇంతవరకు లేదన్నారు.

గర్భనిరోధక పద్ధతులు క్రొత్తవి కావని కొన్ని ఓషధులను భారతదేశంలో ఇదివరకు వాడేవారని, వాటిని గూర్చి పరిశోధనలు జరపాలని డాక్టర్ అగర్వాల్ సూచించారు.

యూనివర్సిటీ గ్రాంట్సుకమిషన్‌లో మరొకసభ్యుని నియామకం

న్యూఢిల్లీ, జనవరి 31 :— యూనివర్సిటీ గ్రాంట్సు కమీషను సభ్యులుగా అన్నామలై విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సలర్ శ్రీనారాయణస్వామిపిళ్లైనియమించబడినట్లు నేడు అధికారరీత్యా ప్రకటించబడింది.

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 1:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—50
సావరిన్	95—50
వెండి 100 తు.	242—50
వెండి 1 తు.	2—44

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 1:—

కాటాన్సీల్ ఆరిసరీ—	రు. 146.50
ఇండియన్ ఐరన్—	రు. 24.52
వెండి పల్లు)—	రు. 206.90
బంగారం (పాళ్లు)	రు. 120.75
ప్రత్తి జరిల్లా (ఏప్రిల్)	572.25
వేరుసెనగ (ఫిబ్రవరి)	217.00
ఆముదాలు (మే)	171.50

విజయవాడ మార్కెట్ ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 1:—

మాగాణి పెసలు 100 కి గ్రా. బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
వల్ల పెసలు నీలాలు	47—00
మినుములు	52—00
కందులు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్నర మణుగుల బస్తా	47—00

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 1:— 74 కి. గ్రాములు

అక్కుళ్ళు ధాన్యం	రు. 24—25
డి. బి. సన్నాలు ,,	25—50
3 మణుగులబస్తా అక్కుళ్ళు బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00

డాక్టర్ పి. ఎం. శామ్యూయల్ ఆహ్వానము
విశ్వాస ప్రభావము విని చూడండి.

పెంతెకోస్తు క్రైస్తవ మహాసభలు

రోగుల స్వస్థత ప్రార్థనలు చేయబడును

ప. గో. జిల్లా ఏలూరు, రైల్వేస్టేషన్ సమీపములో
1961 ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు
ఇంగ్లండ్, అమెరికా, జర్మనీ నుంచి ప్రత్యేక ఉపన్యాసకులు.
రెవ. పీటర్ స్కాతరన్., రెవ. డగ్లస్ స్టమేనస్., రెవ. ఎం. పి. సూకర్రి., రెవ. సి. ఇ. కేట్స్., రెవ. ఎర్విన్ క్లింగ్., మిస్టర్ ఇ. రిడ్జర్.
శాల్వేషన్ హీలింగ్, డెలివరెన్సుకు
గౌ॥ శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు
(పి. డబ్ల్యు. డి. అండ్ ఎలెక్ట్రిసిటీ శాఖామంత్రి)
1-2-61 సా. గం. 4 విజయవాడ, గుణదలవద్ద అనాధ బాలలకు, వితంతువులకు పిల్లలగృహమునకు ప్రారంభోత్సవంచేయుదురు.



పి. ఎం. శామ్యూయల్

అందరికీ స్వాగతం!

ఇంకా వివరాలు కావలిస్తే :— డాక్టర్ పి. ఎం. శామ్యూయల్ డి. డి., మాచవరం, విజయవాడ.



మ్యాటినీతో ప్రారంభం : విజయవాడ - శ్రీ మారుతి సినిమా, — గుంటూరు - శేష్‌మహల్.
3-2-61 నుండి మ్యాటినీ తో ప్రారంభం : విశాఖపట్నం - శ్రీ సరస్వతి పిక్చరు ప్యాలెస్.

శ్రీ లక్షుమమ్మ ఉత్సవాలు

పల్నాడు తాలూకా ధర్మవరంలో

మార్చి 2, 3, 4 తేదీలలో

శ్రీ లక్ష్మమ్మ అమ్మవారు పుట్టిన గ్రామమైన ధర్మవరంలో పై తేదీలలో ఉత్సవములు జరుపుటకు విపులమైన సన్నాహములు జరుగుచున్నవి. పురాణ హరికథ కాలక్షేపములు, బుర్రకథలు, డ్రామాలు మొదలగు వైజ్ఞానిక ప్రదర్శనములు జరుగును. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంగూడ ప్రముఖ సినిమా నటీనటులు ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనుటకు అంగీకరించినారు. కాన ప్రజలెల్లరు విచ్చేసి ఉత్సవములు జయప్రదము గావించెదరుగాక!

పూవు మీ అదృష్టం చెప్పగలదు

మీ భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదిన్నీ, మీ పరిపూర్ణ వర్తమానం గురించిన్నీ మీరు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డుపైన మీకు ఇష్టమైన ఒక పుష్పము పేరున్నూ, మీ వ్రాయు తేదీ, వేళ వివరములున్నూ, మీ పరిపూర్ణ చిరునామాయున్నూ వెంటనే వ్రాసి పంపుము.

జ్యోతిష శాస్త్రములోని రహస్య గణితము మూలముగా మేము గుణించి మీ కార్డు కాకీన తేదీ ఆగాయత 12 మాసములలోని మీ యొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, మీ వ్యవహారములో మీకు జయము కలుగునో, మీ ఉద్యోగ విషయంలో మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థయాత్రలు, వివాహము, స్త్రీసుఖము, సంతానము, విధి విక్షేపములు, లాటరీ, ఆకస్మిక ద్రవ్య లాభము మొదలగువానిని గురించి పూర్ణంగా తూచావారీగా వ్రాసి రు. 1—25 లకు వ్యాల్యూపేయబుల్ వి. పి. గా పంపగలము. వి. పి. చార్జీలు ప్రత్యేకం. దుష్టగ్రహముల కోపముచేత తోచియున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపగలము. వివరములు మా పూర్తి నమ్మకముతో పంపబడును. మేము పంపిన జోస్యము మీకు తృప్తిగా నుండనియెడల పైకం వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించిచూడుడు. మీ అడ్రసు ఇంగ్లీషులో వ్రాయండి.

Pt. Dev Dutt Shastri, Raj Jyotishi (AV-3) Jullundur City

త్వరలోనే దేశమంతట పంచాయతీ రాజ్యం

: x :

హైదరాబాద్‌లో కుటుంబ నియంత్రణ సభలో కల్నల్ బర్కత్ నారాయణ్ ప్రకటన

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 1:—

ఈ సంవత్సరాంతానికి దేశమంతట పంచాయతీరాజ్యం ఏర్పడవచ్చునని, ఇంతవరకు దానిని ప్రవేశపెట్టని రాష్ట్రాలు ఇప్పుడు సత్వరచర్యలు గైకొంటున్నవని కలనల్ బర్కత్ నారాయణ్ నిన్న ఇక్కడ నాల్గవ అఖిలభారత కుటుంబనియంత్రణ సమావేశంలో ప్రసంగిస్తూ తెలియజేశారు.

'గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ' అనే విషయంపై ప్రసంగిస్తూ కుటుంబ నియంత్రణ కార్యక్రమ ఫలితాలు గ్రామాలలో దాని విజయంపైననే ఆధారపడి ఉంటాయని దేశ జనాభాలో 82 శాతం ప్రజలు 5,60,000 గ్రామాలలో నివసిస్తున్నారని ఆయన చెప్పారు.

అందుచేత ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం గ్రామీణులకు అందేటట్లు చేయాలని గ్రామీణ ప్రజల దృక్పథాన్ని అవసరాలను గమనించి దీని ప్రచార పరికరాలను తదనుగుణంగా రూపొందించాలని కలనల్ బర్కత్ నారాయణ సూచించారు.

సంతాన నిరోధం గురించి గ్రామీణ ప్రజలకు అనేక అపోహలు అనుమానాలు ఉన్నవని, అందుచేత ముందు వారిని ఈ విషయంపై విద్యావంతులను చేయటం అవసరమని అప్పుడే వారు దీనిని అర్థం చేసికొనగలరని ఆయన వ్రాకుచ్చారు.

సమాజాభివృద్ధి సంస్థలను, పంచాయతులను ఈ కార్యక్రమ ప్రచారానికి వినియోగించుకొనవచ్చునని కూడ ఆయన సూచించారు.

ప్రస్తుతం దేశంలో మూడింట రెండువంతుల భాగంలో ఉన్న సమాజాభివృద్ధి సంస్థలు 1963 నాటికి దేశమంతట వ్యాపించగలవని, పరిపాలనా సౌలభ్యం కోసం దేశం 5000 బ్లాకులుగా విభజించబడినదని ఆయన చెప్పారు.

పంచాయతీ రాజ్యం గురించి ప్రస్తావించి చాల రాష్ట్రాలు పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయటానికి శాసనాలు చేసినవని, ఈ ప్రజాసంస్థలకు చట్టబద్ధమైన కొన్ని బాధ్యతలు కూడ అప్పగించబడినవని ఆయన చెప్పారు.

పంచాయతీ రాజ్య కార్యక్రమం చాల విస్తృతమైనదనీ, కొన్ని లక్షలమంది ప్రజా ప్రతినిధులు దీనికి ఎన్నిక కాగలరని, అందుచేత వీరందరు తమ బాధ్యతలను నిర్వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి ఒకశిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించగలవని ఆయన చెప్పారు.

శ్రీమతి మసూమాబేగం వివరణ

హైదరాబాదు, ఫిబ్రవరి 1:— సాంఘిక సంక్షేమశాఖ మంత్రిణి శ్రీమతి మసూమా బేగం నిన్న ఇక్కడ జూబిలీహాలులో అఖిల భారత కుటుంబ నియంత్రణ నాల్గవ సమావేశంలో ప్రసంగిస్తూ జనాభా పెరుగుదలను అరికట్టటమే ఈ కార్యక్రమం ఆశయమని అన్నారు.

ఈ కుటుంబ నియంత్రణకు సంబంధించిన వివిధ అంశాలను గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఈ కార్యక్రమం తుదిరూపం వివిధంగా ఉన్నప్పటికీ జనాభా పెరుగుదలను దేశం భరించజాలనిమాట మాత్రం వాస్తవమని ఆమె అన్నారు.

దేశ దారిద్ర్య నివారణకు, జీవన ప్రమాణ అభివృద్ధికి కుటుంబ నియంత్రణ అవసరమని ఆమె వ్రాకుచ్చారు.

మైసూరు ప్రభుత్వం 1930 లోనే సంతాననిరోధక చికిత్సా కేంద్రాన్ని స్థాపించినదనీ, ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కేంద్రం స్థాపించిన గౌరవం భారతదేశానిదే అని ఆమె చెప్పారు.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.



Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ANDHRA PRABHA, VIJAYAWADA.

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

808447

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

ఆ ఫీసు వద్ద	న. వ.	పోస్టుద్వారా న. వ.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

సంపుటి: 26 సంచిక: 32 ★ విజయవాడ 3-2-1961 శుక్రవారం ★ 8 పేజీలు వెల: 7 నయాపైసలు

పూళ్ళ ఘనత

పూళ్ల, ఫిబ్రవరి 2 – పూళ్ల పంచాయతీ ప్రెసిడెంటు శ్రీ పట్టి బంగారయ్య పంచాయతీ సిబ్బంది సహకారంతో ఈ పంచాయతీ పన్నులు వగైరాలు సుమారు రు 25,000 లు ఎటువంటి వారంటులు, జప్తులు లేకనే సంవత్సరాంతమునకు రెండు నెలలు ముందుగానే పూర్తిగా వసూలు చేశారని అధికారికంగా తెలియజేయబడింది.

కృష్ణాజలాలలో మైసూరుకు నూటికి 47½ వంతుల వాటా కావాలట

కేంద్ర ఇరిగేషన్ శాఖా మంత్రితో చర్చలలో శ్రీ చెన్నబసప్ప ప్రభృతుల వితండ వాదం

—: x :—

నదీజలాల సమస్య త్వరలోనే పరిష్కారం కాగలదని శ్రీ హఫీజ్ ఇబ్రహీం ఆశాభావం

(ఆంధ్రప్రభ విలేఖరి) బెంగుళూరు, ఫిబ్రవరి 2:—

కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీ వివాదంపై మైసూరుని కేంద్ర ప్రభుత్వాలమధ్య మంత్రుల స్థాయిలో జరిగిన చర్చలు నేడు పూర్తిఅయ్యాయి.

మూడు విమిషాలపాటు జరిగిన సమావేశానంతరం పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ త్వరలోనే నదీజలాల సమస్య పరిష్కారం కాగలదని ఆశిస్తున్నానని కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీమ్ విశదంచేశారు.

నేటి సాయంత్రం జరిగిన చర్చలలో మైసూరు పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ చెన్నబసప్ప, కేంద్ర ఇరిగేషన్ మంత్రి హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీమ్, డిప్యూటీ మంత్రి శ్రీ జైసుఖ్‌లాల్ హాథీ పాల్గొన్నారు. కేంద్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీ సచ్‌దేవ్, మైసూరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్లానింగు, పబ్లిక్ వర్క్సు, ఆర్థిక శాఖల కార్యదర్శులు చర్చలలో మంత్రులకు తోడ్పడ్డారు.

ఈ సమావేశంలో మైసూరు ముఖ్యమంత్రి శ్రీ జెట్టికూడా పాల్గొన్నారు.

మొత్తం మూడు నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీజలాల వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

'మైసూరు తన వాదాన్ని చక్కగా ప్రదర్శించింద'ని కేంద్ర ఇరిగేషన్ డిప్యూటీ మంత్రి శ్రీ జైసుఖ్‌లాల్ హాథీ సమావేశానంతరం అన్నారు. త్వరలోనే ఈ వివాదం పరిష్కారం కాగలదని ఆశిస్తున్నానని శ్రీ చెన్నబసప్ప అన్నారు.

చర్చల వివరాలను ప్రకాశ్యమయ్యే బయటపెట్టడానికి నిరాకరించారు.

చర్చలలో పాల్గొనే ముందు పత్రికా విలేఖరులతో ముచ్చటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలను తెలుసుకొన్నానని, ఇక మైసూరు వైఖరిని తెలుసుకొనే నిమిత్తం ఇక్కడకు వచ్చానని శ్రీ హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీమ్ అన్నారు.

మైసూరు ప్రభుత్వంతో చర్చల అనంతరం ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలను సాధ్యమయినంత త్వరలో తెలుసుకొనగలనని అన్నారు.

ప్రత్యేక ప్రతిపాదన ఏమీలేదు

నదీజలాలవివాదాన్ని పరిష్కరించడానికి ఏదైనా ప్రతిపాదను వెంట కొనితెచ్చారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని, కేవలం మైసూరు ప్రభుత్వం అభిప్రాయాలను తెలుసుకొనడానికే తాను యిక్కడకు వచ్చానని ఇరిగేషన్ మంత్రి విశదం చేశారు. అందరి అభిప్రాయాలను తెలుసుకొన్న పిమ్మట తా నొక నిర్ణయానికి రాగలనని, బహుశా, సాంకేతిక నిపుణుల సంఘానికి దీనిని నివేదించగలనని ఆయన అన్నారు. నిపుణుల సంఘం నివేదిక అనంతరం తుదినిర్ణయం చేయబడగలదని చెపుతూనే, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కాగలదని ఆశిస్తున్నానని శ్రీ హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీమ్ అన్నారు.

నేటి సమావేశం మంత్రివర్గ కార్యాలయంలో జరిగింది. కృష్ణానదీ జలాలలో తమకు న్యాయంగా రావలసిన వాటా గురించి అనేక వివరాలను, మ్యాపులను కేంద్రమంత్రులకు మైసూరు ప్రతినిధులు అందజేశారు.

కృష్ణా పరీవాహక ప్రదేశంలో ఉన్న మైసూరు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నీటి వనరులుగల ప్రాంతం, సాగుభూమి, తదితర విషయాలకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులకు అందజేశారు.

ఈ లెక్కలు ఆమ నరించి కృష్ణానీటిలో మైసూరురాష్ట్రానికి 47 న్నర వంతులు, మహారాష్ట్రకు 28 వంతులు, ఆంధ్రకు 24 న్నర వంతులు కేటాయింపవలసి ఉంటుందని మైసూరు ప్రభుత్వం సూచించింది. 1951 ఒడంబడిక అనుసరించి కృష్ణానీటిలో నూటికి 56.4 వంతులు ఆంధ్ర ప్రదేశ్‌కు, 27.2 వంతులు మైసూరుకు, మహారాష్ట్రకు 16.4 వంతులు కేటాయించడం జరిగింది.

కృష్ణానది పరీవాహక ప్రదేశంలోని ఈ మూడు రాష్ట్రాలలోను ప్రస్తుతం సాగు అవుతున్న భూమికి సంబంధించిన వివరాలను కూడా అందజేశారు. మైసూరు ప్రాంతంలో సాగు అవుతున్న

(మిగతా 3 వ పేజీలో)

నాకున్న సంబంధం మంత్రివర్గంతోనే

కాంగ్రెసుపార్టీ విమర్శలకు శ్రీ పట్టం థానుపిళ్లే సమాధానం

త్రివేండ్రమ్, ఫిబ్రవరి 2:—

"కాంగ్రెసుపార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకున్న సంబంధమల్లా మంత్రివర్గంతోటి, నా పార్టీతోటి మాత్రమే" అని కేరళ ముఖ్యమంత్రి శ్రీ పట్టం థానుపిళ్లే నేడిక్కడ ప్రకటించారు. మంత్రివర్గంనిబంధనలను సవరించడంద్వారా ముఖ్యమంత్రిగా తాను చేయదగినపని ఏదీ చేయలే దన్నారు. కేరళమంత్రివర్గం నిబంధనలను శ్రీ పట్టం థానుపిళ్లే సవరించడంపట్ల కేరళ ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ తన వ్యతిరేకతను తెలియజేసింది. కాంగ్రెసు మంత్రులతో సంప్రతించకుండానే నిబంధనలను శ్రీ పట్టంథానుపిళ్లే సవరించారని కాంగ్రెసువారు ముఠుర్చున్నారు.

కేరళ అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 29 మండి ప్రారంభం కాగలవని తెలుస్తున్నది. ఏప్రిల్ ప్రారంభంవరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశంగలదని ముఖ్యమంత్రి శ్రీ థానుపిళ్లే పత్రికావిలేఖరులతో ప్రసంగిస్తూ అన్నారు.

ప్రజాస్వామికపక్షాల సమైక్య సంఘటనలో చీలికలు సృష్టించే ప్రకటనలు ఏవీ చేయరాదని కేరళ ముస్లింలీగు కమిటీ నేడు విజ్ఞప్తి చేసింది.

రైతు రాజ్యం

(5 వ పేజీలో)

"నదీజలాల వివాదం ఏ ఒక్క రాష్ట్రం ప్రతిష్ఠకు సంబంధించినది కాదు"

—: x :—

మహారాష్ట్ర గవర్నర్ శ్రీప్రకాశ ప్రకటన

(ఆంధ్రప్రభ విలేఖరి) బొంబాయి, ఫిబ్రవరి 2:—

మహారాష్ట్ర ఉభయశాసనసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శ్రీప్రకాశ్ నేడు ప్రసంగిస్తూ కృష్ణా గోదావరీ నదీ జలాల వివాదం సంకుచితప్రయోజనాలకు సంబంధించినది కాదని అట్లే ఒక రాష్ట్రానికి, మరొకరాష్ట్రానికి మధ్య ప్రతిష్ఠకు సంబంధించినసమస్య కాదని స్పష్టంచేశారు.

1951 ఒడంబడికను యథాతథంగా వర్తింపజేయకుండా అమలు జరిపినచో మహారాష్ట్రలోని కరువు ప్రాంతాల ప్రజలకు తీరని నష్టం వాటిల్లగలదని ఆయన అన్నారు. ఈ సందర్భంలో ఒడంబడికను సవరించాలన్న ప్రభుత్వవాదాన్ని శాసనసభ్యులందరు బలపరచడంపట్ల గవర్నర్ శ్రీ ప్రకాశ తన హర్షాన్ని వెల్లడి చేశారు.

ప్రజలకు చాల అవసరమైన నీటిని అందించడమే ప్రధానలక్ష్యమని, నదీజలాల వివాదం కేవలం మానవతకు సంబంధించిన సమస్య అని, ఈ దృష్టితోనే వివాదాన్ని పరిష్కరించాలని శ్రీ ప్రకాశ సూచించారు.

నదీజలాల వివాదాన్ని సామరస్యపూర్వకంగా సత్వరమే పరిష్కరించడం సాధ్యంకాగలదని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

మహారాష్ట్రను అత్యంత ఆధునాతనమైన, అభ్యుదయకరమైన సోషలిస్టు రాష్ట్రంగా రూపొందించడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ శ్రీ ప్రకాశ ప్రకటించారు.

మహారాష్ట్రను ఏర్పాటుచేసే సమయంలో ప్రజల కిచ్చిన వాగ్దానాలను చాలవరకు ప్రభుత్వం నెరవేర్చినదని పేర్కొన్నారు. మైసూరు మహారాష్ట్ర సరిహద్దు వివాద పరిశీలనకు ఏర్పాటు చేసిన ఉపసంఘం గురించి ప్రస్తావిస్తూ, సంప్రతింపులద్వారా ఈ సమస్య పరిష్కారం కాగలదని రాష్ట్రప్రభుత్వం విశ్వసిస్తున్నదని అన్నారు.

తృతీయ ప్రణాళిక పథకాలకు అనుగుణంగా ప్రభుత్వపాలనావ్యవస్థ ఉన్నదో లేదో పరిశీలనకు త్వరలోనే ఒక పరిపాలనాసంస్కరణలసంఘాన్ని నెలకొల్పడం జరుగుతుందని గవర్నర్ శ్రీ ప్రకాశ వెల్లడి చేశారు. తృతీయ ప్రణాళికను అమలు జరపడానికి విశేషత్యాగాలు చేయవలసిన అవసరం కల దన్నారు.

గవర్నర్ శ్రీ ప్రకాశ తన ప్రసంగాన్ని హిందీలో చేశారు.

బాబూజి



"జాతీయవిహంగాన్ని ప్రభుత్వం ఎన్నుకోవలసివస్తే ఎక్కడకో పోనక్కరలేదు-మన సెక్రటేరియట్ లోనే కావలసినన్ని వున్నాయి!"

ఢిల్లీలో మంగళవారం నాడు రాజఘాట్‌వద్ద గాంధి జాతీయ మ్యూజియంకు ప్రారంభోత్సవంచేస్తూ ప్రెసిడెంట్ ప్రసాద్ జ్యోతిని వెలిగిస్తున్న దృశ్యం

కాంగోలో అంతర్యుద్ధం సంభవించే ప్రమాదం

—: x :—

భద్రతాసంఘం సమావేశంలో సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హేమర్‌షెల్డ్ హెచ్చరిక

ఐక్యరాజ్యసమితి, ఫిబ్రవరి 1:—

కాంగో పరిస్థితిని చర్చించడానికి భద్రతాసంఘంనేడు 1.47 నిమిషాలకు (గ్రీన్విచ్ కాలమానం ప్రకారం) సమావేశమైంది. ఈ నెల అధ్యక్షుడుగా బ్రిటిష్ ప్రతినిధి సర్ పాట్రిక్ డీన్ సమావేశానికి అధ్యక్షత వహించారు.

సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హేమర్‌షెల్డ్ కాంగో పరిస్థితిపై సమర్పించిన ఒక నివేదికను సమావేశం చర్చిస్తుంది.

కాంగోనుండి అన్ని దేశాలు తమ సేనలను ఉపసంహరించటం వల్ల ఏర్పడగల ప్రమాదాన్ని శ్రీ హేమర్‌షెల్డ్ తమ నివేదికలో ఒక ప్రధానాంశంగా పేర్కొన్నారు.

ఐక్య అరబ్‌రిపబ్లిక్, ఫ్యాన్సిస్టిల్లీ ప్రభుత్వానికి రహస్యంగా నౌకలద్వారా ఆయుధాలను చేరవేసినదని ప్రెసిడెంట్ కసావుబూ జనవరి 24న వ్రాసిన ఒక లేఖను కూడా నేడు భద్రతాసంఘం సమావేశం చర్చిస్తుంది.

కాంగోలో బెల్జియం కొత్తగా ఆక్రమణలు జరిపిందని, సోవియెట్ యూనియన్ చేసిన ఆరోపణ తదితర అంశాలుకూడా నేటి కార్యక్రమంలో చర్చించబడుతాయి.

అమెరికా ప్రతినిధిగా అడ్లాయ్ స్టీవెన్సన్

అమెరికా ప్రతినిధిగా అడ్లాయ్‌స్టీవెన్‌సన్ తొలిసారిగా ఈ సారి భద్రతాసంఘం చర్చలలో పాల్గొంటున్నారు.

భద్రతాసంఘ చర్చలలో పాల్గొనడానికి ఆయన రాగానే ఇతరదేశాల ప్రతినిధులు ఆయన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించారు.

సోవియెట్ ప్రతినిధి అభినందనలు

సోవియెట్ ప్రతినిధి శ్రీ వెలెరిన్ జోరిన్, అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్‌సన్‌ను ఆహ్వానించి అభినందిస్తూ, శ్రీ స్టీవెన్‌సన్ అనుభవం, గుణగణాలు సమితి కృషికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు.

ఫ్రాన్సుప్రతినిధి అభినందనలు

అడ్లాయ్ స్టీవెన్‌సన్ భద్రతాసంఘం కార్యకలాపాలలో పాల్గొనడం సమితికి ఎంతో సహాయకారి కాగలదని అనేక క్లిష్టసమస్యలను పరిష్కరించటంలో సమితికి ఆయన సహకారం ఎంతో దోహదం చేస్తుందని ఫ్రాన్సు ప్రతినిధి శ్రీ అర్మాండ్ బెరార్డ్ శ్రీ అడ్లాయ్ స్టీవెన్‌సన్‌ను ఆహ్వానిస్తూ అన్నారు.

కాంగోలో అంతర్యుద్ధ సూచనలు

కాంగోలో అంతర్యుద్ధం రాగల సూచనలు ఈనాడు మరింతగా కానవస్తున్నవని సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హేమర్‌షెల్డ్ నేడు భద్రతా సంఘంలో హెచ్చరిక చేశారు.

ఇటీవలిపరిణామాలనుబట్టిచూస్తే, కాంగోలో అంతర్యుద్ధం ఏ క్షణానసైనా రావచ్చునని, ప్రస్తుత పరిస్థితులు సమితి సేనలను కాంగోనుంచి ఉపసంహరిస్తే అంతర్యుద్ధం రాక తప్పదని, శ్రీ హేమర్‌షెల్డ్ అన్నారు.

కాంగోలో అంతర్యుద్ధమే కనుక సంభవిస్తే, అంతర్యుద్ధాన్నిఅపుచేసే మూడవపక్షంగాపనిచేయగల శక్తి, సామర్థ్యం సమితికి లేనప్పుడు సమితిని కాంగోనుండి ఉపసంహరించటమే మేలని శ్రీ హేమర్‌షెల్డ్ సూచించారు.

కాంగోనుండి కొన్ని దేశాలు తమ సేనలను ఉపసంహరించటంవల్ల సమితి చాలా హీనపడగలదని శ్రీ హేమర్‌షెల్డ్ పేర్కొన్నారు.

శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ ప్రసంగం

శ్రీ అడ్లాయ్ స్టీవెన్‌సన్ తనకు స్వాగతం చెప్పిన సహచరు లందరికీ ప్రత్యభినందనలు అందజేస్తూ, సమితిలో సభ్యరాజ్యాలసంఖ్య ఇతోధికంగా అభివృద్ధి చెందగలదని తాను ఆశిస్తున్నానని అన్నారు.

వలస వ్యతిరేక రాజ్యాలలో అతి ప్రాచీనమయిన వాటిలో అమెరికా ఒకటని పేర్కొంటూ, స్వాతంత్ర్యం ప్రసాదించిన నూతన రాజ్యాలను ఆయన అభినందించారు.

నిరాయుధీకరణ సమస్యా పరిష్కారానికి అమెరికా అత్యధిక ప్రాధాన్య మిస్తుందని, యుద్ధ 'నిరోధక' రాజనీతి, అమెరికా ప్రధాన వైఖరి అని, ఆయన అన్నారు. అమెరికా రాజనీతి యుద్ధాలను సంపూర్ణంగాను నిరోధించడానికి యత్నిస్తుందని ఆయన అన్నారు.

ప్రపంచశాంతి, ఆర్థికాభివృద్ధి కృషిలో సమితి ప్రాముఖ్యాన్ని ఆయన ప్రశంసించారు.

ఇండియా. సూచనలు

ఐ. రా. సమితి, ఫిబ్రవరి 1:—

కాంగో సమస్యా పరిష్కారానికి అత్యంత ప్రధానమని ఇండియా భావించే కొన్ని సూచనలు గల ఒక కరపత్రాన్ని భారతప్రతినిధి శ్రీ సి. ఎస్. ఝా నేడు సమితి వర్గాలకు పంచిపెట్టారు.

భద్రతాసంఘం ముందుంచడానికి ఐక్య అరబ్ రిపబ్లిక్ తయారు చేస్తున్న ఒక తీర్మానంలో

(మిగతా 8 వ పేజీలో)

నిరుద్యోగ నివారణకు శ్రీ కెన్నెడీ కృషి

—: x :—

పన్నెండు అంశాలతో కూడిన ఒక పథకం కాంగ్రెస్‌కు సమర్పణ

వాషింగ్టన్, ఫిబ్రవరి 2:—

అమెరికా ఆర్థికవ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి, నిరుద్యోగ ఫలితంగా ప్రజలు ఎదుర్కొనవలసివస్తున్న కష్టనష్టాలను నివారించడానికి ప్రెసిడెంట్ కెన్నెడీ నేడు పన్నెండు సూత్రాలతోకూడిన ఒక పథకాన్ని కాంగ్రెస్‌కు అందజేశారు.

ఈ పథకంలోని నాలుగు అంశాలు ప్రధానంగా దేశంలోని ప్రస్తుత ఆర్థికమాంద్యాన్ని తొలగించి జాతీయ ఆర్థికాభివృద్ధి స్థాయిని, దీర్ఘకాలిక ప్రణాళికలద్వారా ఉన్నత ప్రమాణానికి గొనిపోవడానికి ఉద్దేశించబడ్డాయి.

పథకంలోని ఇతర ప్రధానాంశాలు ఇవి:

(1) పెట్టుబడులకు ఇతోధికమైన ప్రోత్సాహం ఇవ్వడానికిగాను దీర్ఘకాలిక వడ్డీరేటును కొంత తగ్గించడం.

(2) భవన నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన స్థానిక వ్యయాన్ని, జాతీయ రక్షణ వ్యయాన్ని హెచ్చించడం.

(3) నిరుద్యోగులు, బాధిత ప్రాంతాలలోని ప్రజలకు తగుసహాయాన్ని అందజేయడానికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలు పర్చడం.

(4) వితంతువులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు సాంఘికభద్రతను కల్పిస్తూ వారికి ఇతోధికమైన సహాయ, సహకారాలను అందజెయ్యడం.

(5) కనీస వేతనాల హెచ్చింపు.

పై కార్యక్రమాలవల్ల పరిస్థితి చక్కబడకపోయినట్లయితే 75 రోజుల్లో మరికొన్ని కొత్త పథకాలు తలపెట్టబడతాయని శ్రీ కెన్నెడీ ప్రకటించారు.

అల్జీరియన్ విప్లవకారులకు ఆయుధ సహాయం

—: x :—

అరబ్‌లీగ్ మంత్రిమండలి ఏకగ్రీవ నిర్ణయం

బాగ్దాద్, ఫిబ్రవరి 2:—

అల్జీరియన్ విప్లవకారులకు "సాధ్యమైనంత శీఘ్రంగా" ఇతోధికంగా ఆయుధాలను అందజేయడానికి, తమ లీగ్‌లో సభ్యత్వం గల పదిరాజ్యాల పౌరులలోను అల్జీరియన్ విప్లవసైన్యంలో వలంటీర్లుగా చేరగోరేవారికి అనుమతి నివ్వడానికి అరబ్ లీగ్ రాజ్యాల మంత్రులసంఘం నేడు ఏకగ్రీవంగా నిర్ణయించింది.

అల్జీరియన్ విప్లవకారులపై ఫ్రాన్సు యుద్ధాన్ని కొనసాగించగల పక్షంలో, అరబ్ రాజ్యాలు ఫ్రాన్సు విషయంలో తమ రాజకీయ, ఆర్థికసంబంధ బాంధవ్యాలను గురించి పునరాలోచించుకొనగలవని ఈ సంఘం ప్రకటించింది కూడా.

అనంతరం, ప్రతినిధులు మరొకసారి బహిరంగంగా సమావేశమై పాలస్తీనా సమస్యను గురించి చర్చించారు.

ఓమన్ సమస్యనుగురించి జరుగనున్న చర్చలలో పాల్గొనేనిమిత్తం ఓమన్ ఇమాం సోదరుడు షేక్ తాలిబ్ ఇబిన్ అలీ,మరియిద్దరు ఓమన్ ప్రతినిధులు నేటి సాయంకాలానికి ఇక్కడకు వచ్చారు.

మంత్రివర్గంపట్ల బెంగాల్ ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం

బెరుబారి బదలాయింపు విషయమై

కలకత్తా, ఫిబ్రవరి 2:—

బెరుబారి ప్రాంతంలో కొంత భాగాన్ని పాకిస్తాన్‌కు అప్పగించడం విషయమై మంత్రివర్గం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీలోని ప్రతిపక్షాలు నేడు తీర్మానం గావించాయి.

ఈ తీర్మానంపై సంతకాలు చేసినవారిలో ప్రతిపక్షనాయకుడు శ్రీ జ్యోతిబసు (కమ్యూనిస్టు), శ్రీ హేమంతబోస్ (ఫార్వర్డ్ బ్లాక్), శ్రీ అతిన్ చక్రవర్తి (ఆర్. ఎస్. పి.) శ్రీ సుబోధ్ బెనర్జీ (ఎస్. యు. సి.), శ్రీమతి లావణ్య ప్రోవ ఘోష్ (లోక్‌సేవక్ సంఘ), శ్రీ సిద్ధార్థ శంకర్ రాయ్ (స్వతంత్రుడు) వున్నారు.

ఇదేవిషయమై ప్రజాసోషలిస్ట్‌పార్టీ సభ్యుడు శ్రీ దేవేన్‌సేన్ విడిగా మరొక అవిశ్వాసతీర్మానం గావించారు.

దేవాలయాలలో రాజకీయ ప్రచారం

నిషేధించాలని లోక్‌సభకు శ్రీ పెరులేకర్ తీర్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2:—

దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను రాజకీయ పార్టీలప్రచారానికి వినియోగించకుండా ప్రభుత్వం శాసనం చేయాలని కోరుతున్న తీర్మానానికి లోకసభలో ప్రవేశపెట్టే అనధికార తీర్మానాల బ్యాలట్‌లో ప్రథమస్థానంలభించింది. ఈ తీర్మానాన్ని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ యస్. వి. పెరులేకర్ ప్రతిపాదించారు.

వేదాలను పరిశోధించి సాధికారికమైన వ్యాఖ్యను తయారుచేయడానికి దేశంలోని ప్రసిద్ధులైన పండితులతో ఒక కమిటీని నియమించాలని శ్రీ ప్రకాశ్‌వీర్‌శాస్త్రి ప్రతిపాదించిన తీర్మానానికి రెండవస్థానం లభించింది.

తాజావార్తలు

[3 వ పేజీలో]

లావోస్ పోరాటం:

ప్రభుత్వ దళాలచే భారీయెత్తున ఎదురు దాడులు ప్రారంభం

వియన్‌టియేన్, ఫిబ్రవరి 2:—

కీలక ప్రాధాన్యంగల జార్స్‌మైదానాన్ని పునరాక్రమించుకొనడానికి భారీయెత్తున ఎదురుదాడి ప్రారంభించినట్లు, లువాంగ్ ప్రబాంగ్‌నుంచి ఇటు దక్షిణ దిక్కుగాను, వియన్‌టియేన్‌నుంచి ఉత్తర దిశగాను బైల్దేరిన ప్రభుత్వదళాలు ఫౌఖౌన్‌వద్ద కలుసుకొని మొత్తం ఆ ప్రాంతాన్ని చక్రబంధంలో ఇరికించినట్లు లావోస్ ప్రభుత్వం నేడు ప్రకటించినది.

ఈ చక్రబంధంలో ముందుకి నడుస్తున్న ప్రభుత్వ దళాలు కొన్ని జార్స్ మైదానం దక్షిణ ప్రాంతాలలోకి చొచ్చుకొని వెళ్లాయి. ప్రభుత్వ సేనలకు అప్పుడే కొన్ని ప్రధానమైన విజయాలు లభించినట్లు కూడా ఆ ప్రకటనలో వెల్లడించబడినది.

శాంటామేరియా నుంచి ప్రయాణికుల దించివేత

తొలిజట్టు ఒడ్డుకు చేరిక

రెసిఫీ, ఫిబ్రవరి 2:—

పోర్చుగల్ తిరుగుబాటుదార్లు పట్టుకొన్న శాంటా మేరియా నౌకలోని ప్రయాణికులలో మొదటిజట్టు నేడు ఒడ్డుకు చేరుకొన్నారు. ఒక టగ్‌బోటు ద్వారా వీరిని ఒడ్డుకు చేర్చడం జరిగినది.

మార్చిలో నెహ్రూ లండన్ ప్రయాణం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2:—

కామన్వెల్తు ప్రధానుల సమావేశంలో పాల్గొనే నిమిత్తం ప్రధాని నెహ్రూ మార్చి 6 వ తేదీన లండన్‌కు ప్రయాణమైపోతారు. మార్చి ఎనిమిదవ తేదీన కామన్వెల్తు ప్రధానుల సమావేశం లండన్‌లో ప్రారంభం కాగలదు.

లండన్ సమావేశానంతరం జనరల్ అసెంబ్లీలో పాల్గొనే నిమిత్తం ప్రధాని నెహ్రూ తిరిగి న్యూయార్కు నగరానికి బయలుదేరిపోయే అవకాశం ఉంది. మార్చిలో ప్రారంభమయ్యే జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రెసిడెంట్ కెన్నెడీ, సోవియట్ ప్రధాని కృశ్చేవ్ పాల్గొనే అవకాశం కలదని పరిశీలకులు భావిస్తున్నారు.

సావన్నా ఫౌమా ప్రభుత్వానికి సహాయం

చైనా సంసిద్ధత

పెకింగ్, ఫిబ్రవరి 2:—

లావోస్‌లోని చట్టబద్ధమైన సావన్నాఫౌమా ప్రభుత్వానికి (వారు కోరినట్లైతే) అవసరమైన సహాయం అందజెయ్యడానికి చైనా సిద్ధంగా ఉన్నదని చైనా విదేశాంగమంత్రి మార్షల్ చెన్‌యీ నేడు ఇక్కడ ప్రకటించారు.

పెకింగులో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ అంతర్జాతీయ సంప్రదాయాల ప్రకారం సోవియెట్ యూనియన్ చట్టబద్ధమైన లావోషియన్ ప్రభుత్వానికి సహాయం చెయ్యగా, అమెరికా ప్రభుత్వం తిరుగుబాటుదార్లకు సహాయం అందజేసిందని శ్రీ చెన్‌యీ అన్నారు.

కంబోడియా, బర్మా, ఉత్తర వియత్‌నామ్, చైనాలతోసహా అన్ని ఆగ్నేయ ఆసియా దేశాల వ్యవహారాలలోను, జోక్యం చేసుకొని, శాంతిని భగ్నపర్చడమే అమెరికా లక్ష్యమని ఆయన అన్నారు.

పశ్చిమ జర్మనీనుంచి ఆర్థిక సహాయం

—: x :—

తృతీయ ప్రణాళిక కాలంలో రు. 250 కోట్ల మేరకు లభించే అవకాశం గలదని వార్త

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2:—

తృతీయ ప్రణాళికా కాలంలో భారతదేశానికి పశ్చిమ జర్మనీనుండి 250 కోట్ల రూపాయల వరకు సహాయం లభించే అవకాశాలు కలవని తెలుస్తున్నది.

ఇటీవలనే యూరప్‌లోని భారతీయ ఆర్థిక వ్యవహారాల కమిషనర్ జనరల్ శ్రీ టి. స్వామినాథన్ పశ్చిమ జర్మనీలో పర్యటించి వచ్చారు. బాన్‌నగరంలో పశ్చిమ జర్మనీ ప్రభుత్వంతో ఆయన జరిపిన సంప్రతింపుల ఫలితంగా ఇండియాకు ఇతోధిక సహాయాన్ని పశ్చిమ జర్మనీ అందించే అవకాశం గలదని తెలుస్తున్నది.

250 కోట్ల రూపాయల మేరకు సహాయం లభించగలదని శ్రీ స్వామినాథన్‌కు పశ్చిమ జర్మనీ అధికారులు సూచించారట. భారత ప్రభుత్వం ఈ సూచనపట్ల సంతృప్తిని వెల్లడించింది.

పశ్చిమ జర్మనీ మరింత ఎక్కువ సహాయం చేయగలదనే ఆశాభావాన్ని అధికారవర్గాలవారు వెల్లడి చేస్తున్నారు.

యూరప్ దేశాలన్నింటిలోను పశ్చిమ జర్మనీ వద్దనే విదేశమారక ద్రవ్యం నిల్వలు చాల అధికంగా ఉన్నాయి. యుద్ధానంతరం పశ్చిమ జర్మనీ ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పునర్వ్యవస్థీకరించబడి, ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది.

అంబికా జవ్వాజి బత్తి.
క్యూటిక్యూరా సెంటు.
మనోహరం సెంటు.
వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు
ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

కనబడుట లేదు

నా మేనల్లుడు నర్రా సీతారామయ్య గారి కుమారుడు రామచంద్రరావు 29—1—61 నుంచి కనబడుటలేదు. వయస్సు 14 సం. లు. ఎత్తు 4.5. చామనఛాయ. సత్తి. కుడిచెవుకు బంగారు తీగ. ఆచూకీ తెలిపిన మంచి బహుమతి. డాక్టర్ గద్దే పూర్ణచంద్రరావు, ఎం. బి. బి.ఎస్. శీసెంటురోడ్, విజయవాడ —2.

ప్రకటన

1, 2 వ తరగతి కాంపిటెన్సీ సర్టిఫికెట్ల బహూకరణకు 1956 ఆంధ్రప్రదేశ్ బాయిలర్ అటెండెంట్ల నియమావళి క్రింద పరీక్షలు.

ఒకటవ తరగతి, రెండవతరగతి కాంపిటెన్సీ సర్టిఫికెట్ల బహూకరణకు 1956 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ బాయిలర్ అటెండెంట్స్ నియమావళి క్రింద మరుసటి పరీక్షలు విశాఖపట్నంలో 1961 మే 23 వ తేదీ నుండి జరుగుతాయి. దరఖాస్తు ఫారములను హైదరాబాదు — 4, ఖైరతాబాదులోని బాయిలర్ల చీఫ్ ఇన్స్పెక్టరు కార్యాలయంనుండి స్వయముగా వెళ్ళిగానీ, లేదా, స్వంత చిరునామా వ్రాసిన దీర్ఘచతురస్రాకారపు కవరుపై 8 న. పై. తపాలా బిళ్ళలు అంటించి పంపుతూ, లిఖితపూర్వకంగా కోరి పోస్టు ద్వారాగాని పొందవచ్చును. దరఖాస్తు ఫారములను వక్రముగా పూరించి, ఎగ్జామినర్ల బోర్డు అధ్యక్షుడి కార్యాలయానికి 1961 ఏప్రియల్ 21వ తేదీ వరకు అందజేయాలి. కవర్లను "కార్యదర్శి ఎగ్జామినర్ల బోర్డు, కేరాఫ్ బాయిలర్స్ చీఫ్ ఇన్స్పెక్టరు, ఆంధ్రప్రదేశ్, ఖైరతాబాదు, హైదరాబాద్ — 4 చిరునామాకుపంపించాలి. స్వంతచిరునామా వ్రాసిన కవర్లు పంపించని వారికి దరఖాస్తు ఫారములు పంపబడవు. సక్రమంగా లేని దరఖాస్తులు విరాకరింపబడుతాయి.

(సం.) అధ్యక్షుడు,
ఎగ్జామినర్ల బోర్డు బాయిలర్ల చీఫ్ఇన్స్పెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఖైరతాబాదు, హైదరాబాద్—4

సంగ్రహ ప్రకటనలు

పంచ కావ్యములు

అనంతముగు కోసూరుం పంచ కావ్యములు. చమత్కారముగు కోసూరుం పంచకావ్యములు పుస్తక విజంట్లు, బుక్ స్టాల్సులోను దొరుకును. కోసి. కోసూరుం,అంబాజీపేటపోస్టు,(తూ.గో.)

అమ్మకం

1955 మోడలు ట్రయిలరుతో ఒక డీజెల్ ఫెర్గూసన్ ట్రాక్టరు మంచి స్థితిలో వున్నది అమ్మబడును. వివరములకు దిగువ అడ్రసుకు వ్రాసి తెలుసుకొనవచ్చును.
కె. శ్రీనివాస్, కంట్రాక్టరు కాంకర్బ్రిడ్జ్, శింజిల్లా.

పాలిసీ పోయినది

రు. 4000 లకు నేషనల్ ఇన్సూరెన్సు కంపెనీ వారి జారీ చేయబడిన 551011 నంబరుకల పాలసీ పోయినది. ఎవరికైనా దొరికినయెడల పాలసీ రిజిస్టరుద్వారా, రిజిస్టరు కయిన ఖర్చులకు వి. పి. పి. లో పంపగలందులకు కోరుతున్నాను. వి. పి. పి. చెల్లించి తీసుకొందును.
జగిరి పెద్ద అంకన్న., పోలిమలై ఈ పిరి గిద్దలూరు పోస్టు, కర్నూలు జిల్లా.

టెండరు నోటీసు

పెదకళ్లేపల్లి గ్రామ పంచాయితీ (కృ. జి). దివి తాలూకా పెదకళ్లేపల్లి గ్రామ పంచాయితీ ఏరియాలో 14 మట్టిరోడ్లు పోయించుటకు సీలువేయబడిన టెండర్లు పెదకళ్లేపల్లి గ్రామ పంచాయితీ ప్రసిడెంటుగారిచే వి. 15—1—61 వ తేదీన ఉదయం 11 గంటలకు టెండర్లు తీసుకొనబడును. అదేరోజున సాయంత్రం 4—00 గంటలకు రాబడిన టెండర్లను తెరువబడును. మొత్తము 14 రోడ్లకు యస్టిమేటు రూ. 7600—00 లు, మొత్తము కట్టవలసినసొమ్ము ధరావతు సూటికి రూ. 5—00 లు చొప్పున రూ. 380 లు. ముందుగా వచ్చి ఆఫీసులో రు. 25 లు కట్టి రిజిస్ట్రేషను చేయించుకుని ఫారాను పొందవలయును. అట్లు ఫారాను పొందిన వారికే టెండరు పెట్టుకొనుటకు అర్హత కలదు. షరతులు వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును.

ప్రసిడెంటు.

వేలము నోటీసు

కాశీపట్నం పంచాయతీకి చెందిన (1) పాత పీడు రేవు. (2) కాశీపట్నం రేవు. (3) పాత పీడు వారపు సంతలో 1961—62 సంవత్సరమునకు రుసుములు వసూలు చేయు హక్కు వేలం యీ పంచాయితీ ఆఫీసులో ది. 21—2—61 తేదీ మధ్యాహ్నం 12, 2, 3 గంటలకు వరుసగా బహిరంగ వేలం వేయబడును. పాట షరతులు ముందుగా పంచాయితీ ఆఫీసులో తెలుసుకొని వేలం పాడవలెను.
శిష్టె పిచ్చయ్య, ప్రెసిడెంట్

శ్రీ శార్వరినామ సంవత్సర మాఘ బహుళ తదియ
1961 ఫిబ్రవరి 3, శుక్రవారం
తదియ రా. పూర్తి. పుబ్బ తె: 5—15 వర్జ్యం ప. 11—22 నుండి 1—16 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 3, శుక్రవారం

మ్యునిసిపాలిటీల శ్రేయోభివృద్ధులు

భారతప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖవలె మ్యునిసిపాలిటీలకు కూడా ప్రత్యేకమంత్రిత్వశాఖ ఏర్పాటుచెయ్యాలని బొంబాయిలో అఖిలభారత మ్యునిసిపాలిటీల మహాసభ కోరిన కోర్కె చాల శ్రద్ధగా పరిశీలించదగిన దనడానికి సందేహంలేదు.

మహాసభకు అధ్యక్షత వహించిన శ్రీ యస్. కే. పాటిల్ చెప్పినట్లు, స్థానిక స్వపరిపాలనాధికార బాధ్యతలకు గ్రామ పంచాయతీలు పునాదులవంటివైతే మ్యునిసిపాలిటీలు శిఖరాల వంటివి. ప్రజాజీవనం ఉభయత్రా విస్తరించి ఉన్నది. దేనిని విర్లక్ష్యం చెయ్యడం జరిగినా అది ప్రజా జీవన సౌభాగ్యానికి లోపమే. గ్రామీణులే ప్రజలై, పట్టణవాసులు ప్రజలు కాకిపోరుగదా.

పట్టణ సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చి గ్రామాల గోడు పట్టించుకోకపోవడం ఎంత దోషమో, దానికి తల్లక్రిందుగా జరిగినా కూడ అంతే దోషం. ఇదివరలో గ్రామాలు బొత్తిగా నిర్లక్ష్యం చేయబడినమాట వాస్తవం. గ్రామీణుల శ్రేయోభివృద్ధుల కిప్పుడిప్పుడు ప్రాధాన్యం వస్తున్నందుకు ఎల్లరూ సంతోషించవలసిందే. కాని, అది కారణంగా పట్టణవాసుల శ్రేయోభివృద్ధు లడుగున పడిపోనివ్వడం ఎంతమాత్రం మంచిదికాదు.

గ్రామసీమలలో ప్రజల జీవనసౌఖ్యానికి పలురకాల అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడం ద్వారా గ్రామాలనుండి పట్టణాలకు తరలిపోయే ప్రజాప్రవాహాన్ని ఒకప్రక్క అరికట్టుతూనే, వేరొకప్రక్క, పట్టణ ప్రజల జీవన సౌఖ్యానికైతం విరంతరకృషి చేయవలసిన అవసరం చాలా ఉన్నది. పెక్కు పట్టణాలలో కేవలం నరక కూపాలవంటి ప్రదేశాల్లో ప్రజలు జీవించవలసి వస్తున్నసంగతి ఎల్లెరిగినదే.

వ్యాపారపు కూడళ్ళు కావడాన్నిబట్టియేమి, తదితర ప్రాముఖ్యాలనుబట్టియేమి, పట్టణాలనేవి అచ్చటచ్చట వృద్ధిపొందక తప్పదు. కాని, ఆ వృద్ధి ఒక క్రమపద్ధతిలోగాక, అడ్డగోలుగా జరిగే పక్షంలో, అచట నివసించే ప్రజలు నరకయాతన ననుభవించవలసినదే. ఇటువంటి అధ్వాన్నపు స్థితిలో ఉన్న పట్టణాలు మనదేశంలో కొల్లలుగా నే ఉన్నాయి.

ఈ స్థితిగతులను చక్కజేసే నిమిత్తమే మ్యునిసిపాలిటిలనేవి ఏర్పడ్డాయి. ప్రజలెన్నుకొన్న కౌన్సిళ్ళద్వారా ఈ కార్యక్రమమంతా కొనసాగాలని ఆశయం. కొన్ని కౌన్సిళ్ళకు అంతఃకలహాలు ప్రధానమైనంతగా పట్టణ సౌభాగ్యం ప్రధానం కానిమాట వాస్తవం. కాని, పట్టణశ్రేయస్సు ముఖ్యలక్ష్యంగా పనిజేయగోరే కౌన్సిళ్ళకుకూడా ప్రతిబంధకాలనేకం ఉంటూ ఉన్నవి. వాటిని తొలగించుకొనే పర్యంతమూ మన పట్టణాలు అచట నివసించేవారికి సౌఖ్యదాయకంగా పరివర్తనం చెందనేరవు.

జనం క్రిక్కిరిసి ఉండడం సామాన్యంగా పట్టణాల లక్షణం గనుక, అది అనారోగ్యకరంగా పరిణమించి ఘోర విపత్తులకు దారితీయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. చక్కని గాలి, వెలుతురు ప్రజలు అనుభవించగలిగేటట్లు పునర్నిర్మాణ కార్యక్రమాలనేతం చేపట్టనంతవరకూ పట్టణాల పరిస్థితులు బాగుపడవు. ముఖ్యంగా, పరిశుభ్రమైన మంచినీటి సౌకర్యాలు, అంతకంటె ముఖ్యంగా మురుగు సమస్యను పరిష్కరించే పథకాలు ప్రత్యేకశ్రద్ధతో నిర్వహించబడని పక్షంలో, మన పట్టణాలను నరకాలని చెప్పకోవలసినదే.

క్రిక్కిరిసిన జనాభాలతో పట్టణాలు విస్తరిస్తున్న కొద్దీ, మురుగునీరు పోవడానికి ప్రత్యేక పద్ధతు లనుసరించడం అత్యంతావశ్యకం. ఇది చెయ్యకుండా, ఏ వ్యాధినిర్మూలన పథకాలూ విజయవంతం కానేరవు. ప్రతి పట్టణంలోనూ ఈ విధమైన కార్యక్రమాలు కొనసాగడం అత్యధిక వ్యయంతో కూడుకొన్న పని.

ప్రతి మ్యునిసిపాలిటీలోనూ పన్నులు బకాయిలు లేకుండా సవ్యంగా వసూలు కావాలన్నమాట నిజమే. వివిధ కార్యకలాపాల నిర్వహణలో దుబారా వ్యయం నివారించడం కూడా ఒక పెద్ద సమస్యగానే ఉన్నది. కాని, పైన చెప్పిన ప్రణాళికల నిర్వహణకు మ్యునిసిపాలిటీలకు డబ్బు చాలదనే అంశాన్ని కూడా మనం గుర్తించక తప్పదు. మ్యునిసిపాలిటీల ఆదాయాలు పెరిగే ఉపాయాలు ప్రభుత్వం అన్వేషించవలసి ఉంటుంది. పౌరులనుంచే ఇంకా రక్తం పిండినట్లు పిండుకోమనడం సరియైన పద్ధతి కానేరదు. గ్రాంటుల రూపంలోనూ, ఋణాల రూపంలోనూ ప్రభుత్వం మ్యునిసిపాలిటీలకు విరివిగా ధనసహాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మ్యునిసిపాలిటీల సమస్యలను సమగ్రదృష్టితో పరిశీలించి తోడ్పడడానికి, భారత ప్రభుత్వంలో ప్రత్యేకమంత్రిత్వ శాఖ నిర్మాణం కూడా చాల సహాయకారియే అవుతుంది.

పనులు చురుకుగా కొనసాగడానికి, మ్యునిసిపాలిటీల అధికార బాధ్యతలు విస్తరింపజెయ్యడంకూడా అవసరమే. ఏ మ్యునిసిపాలిటీఅయినా వాటిని దుర్వినియోగ పరచే యెడల, వెంటనే తగిన చర్య తీసుకునే ఏర్పాటులు చట్టంలో ఉండనే ఉంటవి.

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు -1

రచన:
శ్రీ కొడాలి ఆంజనేయులు

భారత జాతీయ కాంగ్రెసు స్థాపించబడి ఇప్పటికి డెబ్బదియైదు సంవత్సరాలైనది. ఈనాడు మనం ఆ సంస్థయొక్క వజ్రోత్సవాలు జరుపుకొంటున్నాము. మహాపురుషుల యొక్కయు మహాసదుల యొక్కయు పుట్టుక వలెనే ఈ సంస్థ యొక్క పుట్టుక కూడా తెలుసుకోవడం చాలా ఉత్సాహ జనకంగా వుంటుంది. రవియస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమును ఎదురించి పోరాడి భారత స్వాతంత్ర్యమును సంపాదించిన ఈ మహాసంస్థకు మూల పురుషులు బ్రిటిష్ దేశీయులు కావడమే చరిత్రలో ఒక విచిత్రమయిన సంఘటనము. నిజానికి కాంగ్రెసు పుట్టుకకు పూర్వమే భారత జాతీయ వికాసమునకు సంబంధించిన అనేక ఉద్యమములు ప్రారంభమయినవి. బ్రహ్మసమాజ మతమునకు మూల పురుషుడయిన రాజా రామమోహనరాయలును భారత జాతీయ ప్రవక్తగా పేర్కొన వచ్చును. ఆయన 1776లో జన్మించి 1833లో బ్రిస్టల్ నందు మరణించినాడు. భారతదేశములో సహగమనమును రూపు మాపుటకును పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టుటకును ఆయన చేసినకృషి చిరస్మరణీయము. పాశ్చాత్య విద్యా వ్యాపనము భారత స్వాతంత్ర్య సంపాదనమునకు మార్గదర్శి కాగలదని ఆయన విశ్వాసం. 1823 లో జారీ చేయబడిన ప్రెస్ ఆర్డినెన్సును రద్దుచేయించుటందుకు కూడా ఆయన చాలాప్రయత్నంచేసెను. కాని ఆయన మరణానంతరం, 1835 లో ఆ ప్రయత్నము సఫల మయినది. కనుక ఆయన మత సాంఘిక సంస్కరణముల విషయమునందేగాక విద్యా విషయములలోను రాజకీయ విషయములలోను కూడా పురోగమించె ననడానికి ఏమి సందేహం లేదు. శ్రీ రామకృష్ణ పరమహంస స్థాపించిన రామకృష్ణమఠము కాంగ్రెసు నిర్మాణమునకు పూర్వం భారత జాతీయ వికాసమునకు మరింత శోభ కలిగించినది. రామకృష్ణుని దివ్య సందేశములను, ఆయన ప్రధాన శిష్యుడు శ్రీ వివేకానందస్వామి ప్రపంచ మంతటా ప్రతిధ్వనింప చేసినాడు. ఆర్యసమాజ దివ్యజ్ఞానసమాజములు కూడ భారత జాతీయ పురోగమనమునకు ప్రాతిపదికలుగా పనిచేసినవని అంగీకరించక తప్పదు. 1857 లో జరిగిన సైనిక విప్లవం మొట్టమొదట భారత స్వాతంత్ర్య సంగ్రామమని పేర్కొనవలసి యున్నది. కాని, 1851 లోనే వంగ రాష్ట్రములో స్థాపింపబడిన బ్రిటిష్ ఇండియా సంఘము, డాక్టర్ రాజేంద్రలాల్ మైత్రా, రామగోపాల్ ఘోష్ గార్ల ఆధిపత్యము క్రింద చిరకాలము ప్రజాసేవ చేసినది. బొంబాయిలో బొంబాయి సంఘము స్థాపింపబడినది. పిమ్మట 1870 ప్రాంతములో ఈస్టిండియా అసోసియేషన్ నిర్మింప బడినది. అంతటితో బొంబాయి సంఘ మంతరించినది. దక్షిణ భారత దేశములో 'హిందూ' పత్రికా సంస్థాపనతో ప్రజాజీవితము ప్రారంభమైనదని చెప్పవచ్చును. ఆ పత్రికా సంస్థాపకులలో శ్రీ యస్. విజయ రాఘవాచారి, గౌ. రంగయ్యనాయుడు, జి. సుబ్రహ్మణ్య అయ్యరు, వ్యాలి ముబ్బారావు పంతులు గార్లు వంటి పూజ్యులు గలరు. 'హిందూ' పత్రిక స్థాపింపబడి ఇప్పటికి 85 సంవత్సరాలవుతుంది. ఈ కాలంలోనే—మహారాష్ట్రంలో పూనా 'సార్వజనిక' సభ పుట్టినది. 1876 లో వంగ రాష్ట్రములో మరొక సూతన సంస్థ ప్రారంభమయినది. ఈసంస్థకు అధినేతలు సురేంద్రనాథబెనర్జీ, ఆనంద మోహన బోసులు. ఈ కాలంనాటికి ఇండియాలో యెచ్చైనా కాని 475 పత్రికలు ప్రకటింపబడు తుండినవి. వానిలో ఎక్కువ భాగం దేశ భాషా పత్రికలు. భారతదేశంలో మొట్టమొదటగా రాజకీయ సంచారం చేసిన మహా పురుషుడు సురేంద్రనాథబెనర్జీ. ఆయన మన అదృష్టవశాత్తు ఇండియన్ సివిల్ సర్వీసు నుండి విడుదలయి, ఉత్తర హిందూస్థానము యూపతూ, పంజాబు పశ్చిమోత్తర రాష్ట్రములతో సహా సంచారం చేసినాడు. 1877 లో జరిగిన ఢిల్లీ దర్బారుకు ఆయన హాజరైనప్పుడు ఆయనకు ప్రత్యక్షమైన ఆ మహాసభా దృశ్యమే భారతదేశములో అటువంటి రాజకీయ మహాసభ నొకదానిని యేర్పాటు చేయవలయుననే కోరిక కలిగే టందుకు కారణ భూతమయిందని చాలామంది అభిప్రాయం. ఈకాలంలోనే పిట్టను ప్రభుని అనర్థదాయక పరిపాలనము—ప్రారంభ మయినది. పిట్టనుకు పిమ్మట రిప్పను ప్రభువు వచ్చినాడు. ఆయన పిట్టను కాలములో వేయబడిన దేశ భాషా పత్రికా శాసనమును రద్దు చేసి స్థానిక స్వపరిపాలనమును స్థాపించెను. రిప్పన్ ప్రభువు కాలములోనే 1883 లో ఇండియన్ మేజిస్ట్రేట్లు, యూరోపియనులు మొదలగు తెల్లనేరస్తులను విచారించ కూడదనే నిషేధమును తొలగిస్తూ ఇండియా ప్రభుత్వపు న్యాయశాఖా సభ్యుడు ఇల్బర్టు ఒక బిల్లును ప్రవేశపెట్టెను. ఇందుకు భారతదేశములోని ఆంగ్లో ఇండియనులు తీవ్రముగా ప్రతిఘటించి రిప్పను ప్రభువును ఇండియా నుండి పంపివేయుటానికి కుట్రచేశారు. దాని ఫలితంగా భారతీయులైన జిల్లా మేజిస్ట్రేట్లు, సెషన్సు జడ్జీలు తప్ప తక్కిన భారతీయ మేజిస్ట్రేట్లెవ్వరూ తెల్లవారిని విచారించ కూడదని బిల్లులో మార్పు చేయబడింది. ఈ ఉదంతము భారతీయులలో రాజకీయ చైతన్యమును కలిగించి వారి ఐకమత్యమునకు దోహదం చేసింది. వెంటనే 1883 లోనే కలకత్తాలోని ఆల్బర్ట్ హాలులో ఒకరాజకీయ మహాసభ జరిగింది. అందులో సురేంద్రనాథబెనర్జీ, ఆనంద మోహన్ బోసులు పాల్గొన్నారు. సురేంద్రనాథబెనర్జీ తన ప్రారంభోపన్యాసంలో, ఢిల్లీ దర్బారు ప్రసక్తి తెచ్చి, దేశ పురోగమనమును కట్టి రాజకీయ మహాసభా నిర్మాణం ఒకటి అవసరమని చెప్పినాడు. ఇంతకుపూర్వం 1881 లోనే మద్రాసు 'మహాజనసభ' స్థాపింపబడి, మద్రాసు రాష్ట్రీయ మహాసభ కూడా జరిగింది. 1885 జనవరి 31 వ తేదీని సుప్రసిద్ధ పురుషులగు మెహతా, తెలాంగ్, తయాబ్జీలు బొంబాయి రాష్ట్రీయ సంఘమును స్థాపించారు. ఇవన్నీ భారత జాతీయ కాంగ్రెసు పుట్టుకకు పూర్వ విషయాలు.

1884 డిసెంబరులో మద్రాసులో జరిగిన దివ్యజ్ఞాన సభానంతరం సమావేశమయిన 17 మంది ఇష్టాగోష్ఠిసభలో ఒక 'అఖిలభారత కాంగ్రెసు' భావింపబడినదనీ, అదికూడా భారత జాతీయ మహాసభ (ఇండియన్ నేషనల్ కాంగ్రెసు) పుట్టుకకు మూలకారణమయినదనీ కొందరి తలంపు. ఏదిఏమైనా ఉన్నప్పటికీస్పైన ఉదహరించబడిన రాష్ట్రీయసభలు స్థాపింపబడిన పిమ్మట ఒక యావద్భారత మహాసభయొక్క అవసరమును దేశం గుర్తించిన దన్నమాట మాత్రం వాస్తవం. అయితే, ఆవిషయంలో మొట్టమొదట కార్యాచరణకు దిగినవ్యక్తి డేవిడ్ ఆక్టేవియస్ హ్యూమ్. ఈయన ఇండియన్ సివిల్ సర్వీసులో పని చేసి విరమించిన ఆంగ్లేయుడు.

ఈ అఖిల భారత జాతీయ సంఘం (ఆలిండియా నేషనల్ యూనియన్) దాదాపు సాంఘిక సమస్యలను గూర్చి మాత్రమే పనిచేయవలయునని ఆయన మొట్టమొదటి ఉద్దేశం. ఈ విషయం అప్పుడు రాజప్రతినిధిగానున్న డఫరిన్ ప్రభువుతో ఆయన ఆలోచించాడు. రాష్ట్రసభలు మాత్రం రాజకీయములను చర్చిస్తూ, ప్రతిసంవత్సరం ఆయారాష్ట్రాల గవర్నర్ల అధిపత్యం క్రింద సమావేశమై మహా సభలు జరుపుకొంటూండవచ్చునని. ఈ అఖిలభారత సంస్థ కేవలం సాంఘిక సమస్యలపైన తన దృష్టిని కేంద్రీకరింపడం బాగుంటుందని డేవిడ్హ్యూమ్, డఫరిన్ ప్రభువుకు సూచిస్తూ ఆయన అభిప్రాయం చెప్ప వలసిందని కోరాడు. డఫరిన్ ఆసూచన బాగుండలేదని రాష్ట్రసభలుకూడా గవర్నర్ల ఆధిపత్యం క్రింద సమావేశాలు జరుపు కోవడం సముచితంగాఉండదనీ, గవర్నర్లు అధ్యక్షులుగా నున్నయెడల రాష్ట్ర సమావేశాలలో పాల్గొనే ప్రతినిధులు తమ అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పడానికి సందేహిస్తారని అన్నాడట. అంతేకాదు, నిజంగా బ్రిటిష్ పరిపాలనము గూర్చి భారతీయు లేమనుకొంటున్నారో తెలుసుకోవలెనంటే, భారత రాజకీయ వేత్తలు సంవత్సరమున కొకసారి సమావేశమై, పరిపాలనములోని లోపములను చర్చించి వాటిని సవరించేటందుకు ఉపాయములను సూచించడం అవసరమని కూడా ఆయన అన్నాడట. ఈ పద్ధతి పాలకులకు పాలితులకు పరస్పర శ్రేయోదాయకంగా వుంటుందని డఫరిన్ ప్రభువు అభిప్రాయం. వెంటనే హ్యూమ్, డఫరిన్ ప్రభువులో యేకీభవించి మద్రాసు, బొంబాయి, కలకత్తా నగరములలోని ప్రముఖ రాజకీయ నాయకులతో సంప్రదించినా, వారును డఫరిన్ చేసిన సూచనను బాగున్నదన్నారు. దీనిని బట్టి ఇండియన్ సివిల్ సర్వీసులో పనిచేసి విరమించుకొన్న ఆంగ్లేయుడు హ్యూమేగాక అనాటి రాజప్రతినిధి డఫరిన్ ప్రభువుకూడా కాంగ్రెసు పుట్టుకకు కారణ భూతులైనట్లు మనం గ్రహించ వలసి యున్నది.

అయితే, ఈభారత జాతీయ కాంగ్రెసుయొక్క ప్రథమ సమావేశం పూనానగరంలో, 1885 డిసెంబరు 25 మొదలు 31 వరకు జరిగేటట్లు యేర్పాటు చేయబడినది. కాని అనుకొన్నట్లు జరుగలేదు. పూనాలో ప్లేగువ్యాధి ముందుగానే కలరా వ్యాపించడంచేత, ఆ మహాసభ 1885 డిసెంబరు 28వ తేదీని మధ్యాహ్నం 12 గంటలకు బొంబాయిలోని గోకుల్దాస్ తేజపాల్ సంస్కృత కళాశాల భవనంలో సమావేశమయింది. ఆ సభకు మొదటి అధ్యక్షుడు డబ్ల్యు.సి.బెనర్జీ. ఆయన పేరును ప్రతిపాదించి అనుమోదించిన మహామహులు ఏ.ఓ.హ్యూమ్, గౌ. యస్. సుబ్రహ్మణ్యఅయ్యర్. గౌ.కె.టి. తెలాంగ్ గార్ల కంఠధ్వను లాసభలో ప్రప్రథమంగా ప్రతిధ్వనించినవి. భారత జాతీయనాయకులలో ఆనాడు అగ్రగణ్యులుగా భావింపబడుతున్న డబ్ల్యు.సి. బెనర్జీ ప్రథమ జాతీయ కాంగ్రెసు మహాసభ కధ్యక్షపీఠ మలంకరించిన ఆ శుభముహూర్తం భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో విస్మరింపరానిది.

సంస్కరణల యుగం

1885 మొదలు 1905 వరకును జరిగిన కాంగ్రెసు మహాసభలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం వారుభారతదేశ పరిపాలనలో చేయవలసిన రాజకీయ సంస్కరణలను గూర్చి ప్రస్తావించడం తీర్మానించడం మాత్రమే జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ రాజుకు (మన చక్రవర్తి) వారికుటుంబానికీ, వారి ప్రతినిధులకూ భారతీయులమైన మనం మన భక్తి ప్రపత్తులను ప్రకటిస్తూ తీర్మానాలు చేయడం కూడా ఆమహాసభలలో ఒక సంప్రదాయంగా పరిణమించింది. అయితే, ఈ కాలంలో కూడా మన జాతీయ కాంగ్రెసుయొక్క భావాలు క్రమ పరిణామమును పొందతూనేవచ్చినవి. కాని ఇవన్నీ పర ప్రభుత్వమును వీలయినంత ప్రజారంజక ప్రభుత్వంగా మార్చేటందుకు మాత్రమే ఉపయోగపడుతూ వచ్చినవి. ఆంగ్లేయులు తమ పరిపాలనమును పటిష్టముగా చేసుకొనే టందుకు, ఈదేశములో ఇంగ్లీషు చదువును ప్రవేశపెట్టి ఆంగ్లవిద్యావంతులైన వారికి ప్రభుత్వోద్యోగముల ఆశను విశేషముగా కల్పించిరి. అంతేకాక పాశ్చాత్య విద్యా వ్యామోహమును కల్పించిన కొద్ది భారతీయులు తమ పూర్వ ప్రతినిధులు తమ అభిప్రాయాలు నిష్కర్షగా విజ్ఞాన సంస్కృతులను విస్మరించి ఆంగ్ల రాజ్యమునకు దాసానుదాసులు కావలెనని భావించి ఉంటారు. కాని తామనుకొని అందుచేస్తున్న మొదటి తరువాతనవ్వాలు ఆంగ్ల విద్యావ్యాప్తి తరువాత, విదేశ పరిపాలకులు ఉద్దేశించని ఫలితాలు తలెత్తినవి. పాశ్చాత్య విద్యావ్యాప్తి వలన పాశ్చాత్య సభ్యతలో అంతర్భాగంగా వున్న సాంఘిక, ఆర్థిక రాజకీయస్వాతంత్ర్య వాంఛలు కనిపించకుండా ప్రజలలో నాటుకొని ప్రారంభించినవి. ఈరాజకీయ చైతన్యమే కాంగ్రెసు సభలలో తీర్మానముల మూలకంగా ప్రస్ఫుటమౌతూ వచ్చింది. అందుకు తార్కాణంగా ఆయా కాంగ్రెసు మహాసభలలో జరిగిన ముఖ్య తీర్మానములనుగూర్చి ఇక్కడ కొద్దిగా ప్రస్తావిస్తాను.

1885లో జరిగిన మొట్ట మొదటి కాంగ్రెసు మహాసభలోనే భారతదేశ పరిపాలనమునుగూర్చి విచారణచేయుటకొక రాయల్ కమీషను యేర్పాటుచేసి, ఆనాటి శాసనసభలలో ఎన్నికైన సభ్యులుండేటట్లు సంస్కరించవలసిందని తీర్మానించబడింది. 1886లో రెండవ కాంగ్రెసు జరిగింది. శాసనసభలలో సగంమంది యెన్నికైన సభ్యులుగా వుండవలెనని, న్యాయశాఖ, కార్యనిర్వాహకశాఖలను విభజించవలెనని తీర్మానించబడింది. ఈకాంగ్రెసుకు అధ్యక్షుడు దాదాభాయినౌరోజీ. మూడవ కాంగ్రెసు 1887 అధ్యక్షుడు బదురుద్దీన్ తయాబ్జీ. 1886 లో చేసిన తీర్మానాలే పునరుద్ఘాటించబడినవి. నాల్గవ కాంగ్రెసు 1888 అధ్యక్షులు జార్జ్ యూల్ మొదటి తీర్మానాలే పునరుద్ఘాటించబడినవి. 1889—5వ కాంగ్రెస్ — అధ్యక్షుడు సర్ విలియం వెడ్డర్బర్న్ పరన్ మళ్ళీ అవే తీర్మానాలు. 1890—6వ కాంగ్రెసు అధ్యక్షుడు సర్. ఫిరోజిషా మెహతా శాసనసభ సంస్కరణలో అధ్యక్షుడు సూచించబడిన మార్పులతో ఇంగ్లాండు చేయబడిన బిల్లును సమ్మతించి ప్రకటిస్తూ తీర్మానం చేయబడింది. ఏడవ కాంగ్రెసు 1891లో నాగపూర్లో జరిగింది. ఆసభకు అధ్యక్షుడు శ్రీ ఆనందాచార్యులు—ఈయన మన ఆంధ్రుడు. శాసనసభలలో ఎన్నికైన సభ్యులకు తగినంత ప్రాబల్యముగా అధికారములేనిదే సత్ఫలితాలు కలుగవని ఈదేశంలో అస్కారం ఉండదని తీర్మానించబడినది. 1892—8వ కాంగ్రెసు. అధ్యక్షుడు డబ్ల్యు.సి.బెనర్జీ ఆనాటి ఇండియన్ కౌన్సిలు చట్టాన్ని ఆమోదిస్తూ ప్రజలు, తమ శాసనసభా ప్రతినిధులను నేరుగా ఎన్నుకొనే హక్కు కావలెనని తీర్మానించింది.

ఈ తీర్మానాలను బట్టి భారతీయ విద్యావంతుల ఆంతర్యమును గ్రహించి 1893 లోనే శాసనసభలను నెలకొల్పి, వాటిలో కొంతమంది భారతీయులను నామినేటు చేసి, ప్రజలనుసంతోషపెట్టవలయునని ప్రభుత్వం వారాలోచించారు. కాని ప్రభుత్వంవారి ఆయెత్తు విజయం పొందలేదు. తరువాత పది పన్నెండు సంవత్సరములలో భారతీయులలో నానాటికి స్వాతంత్ర్య వాంఛ పెంపొందుతూ వచ్చింది. ఈ రాజకీయా దోళనకు ప్రధాన కారకులుగా భావింపబడుతున్న మహాపురుషులు, సురేంద్రనాథ బెనర్జీ, బిపిన్ చంద్రపాల్, లజపతి కుమారంతట్లాల్ మోహనఘోష్, అరవింద ఘోష్ మొదలయిన వారి జన్మస్థానమగు వంగరాష్ట్రమే పునాది అని భావించి ఆ రాష్ట్రమును నాటి రాజ ప్రతినిధి కర్జన్ ప్రభువు రెండుగా చీల్చి వేసెను. ఈ చీలిక 1905 అక్టోబరు 16వ తేదీన జరిగింది. ఈచీలిక వలన వంగ రాష్ట్రములోని హిందూ మహమ్మదీయులకు అంతఃకలహములు పుట్టి రాజకీయాందోళనము బలహీన పడగలదని కర్జను ప్రభువు అంచనావేసికొన్నాడు. కాని ఫలితం అందుకు విరుద్ధంగా జరిగింది. బంగాళాదేశ విభజనానంతరం ఒకవంగ రాష్ట్రంలోనేకాక యావద్భారతదేశంలో వంగ రాష్ట్ర విభజనమును రద్దుచేయ వలయుననే ఆందోళన తీవ్రతమయింది. అనాటినుండి విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము, స్వదేశోద్యమములను గూర్చి ఆందోళన తీవ్రంగా సాగి బ్రిటిష్ ప్రభుత్వ విధానము నెడల విద్వేషము పెచ్చు పెరిగినది. అంతటితో కాంగ్రెసు చరిత్రలో సంస్కరణ యుగము ముగిసినది. కర్జను ప్రభువు నిజానికి మనకు శత్రు రూపంలో నున్న మిత్రుడుగా పరిణమించాడని చెప్పవలసి యున్నది. (సశేషము)

ఆత్మవలోకనం

ముక్కు సొట్టపడుతుంది

క్రమ శిక్షణ, కార్య దక్షత, నిర్లిప్తత, నిష్కామకర్మ లిప్స, ఇవన్నీ కనుపిస్తాయి మహాత్ముని జీవితంలో.

వెనుకటి కొక సామెత వుంది—ఒక మనుమడు తాతగారి దగ్గరకు వెళ్ళాడు. తాతయ్య ఆప్యాయంగా అతని వీపు నిమురుతూ, "ఏం బాబూ! ఏం చేస్తున్నావు ? అని అడిగాడుట.

"చిన్నటినుంచి నద్గుణాలను అలవాటు చేసుకోవాలని చూస్తున్నా తాతయ్యా!" అన్నాడు మనుమడు.

"సద్గుణాలా!సంతోషమే. కానీ ముక్కు సొట్ట పడుతుంది. అందుకు సిద్ధంగా ఉండు కొంచెం" అని హెచ్చరిక చేశాడుట తాత.

గాంధీజీ అనుచరుల విషయములో తాత చెప్పిన విషయం అక్షరాలా నిజం. ఆయన శిష్యులను ఎంతో పరీక్షించేవారు. వారిలోత్సాహిమయుత్సాహం కనుపిస్తే, ఆయన వాక్యాలు కొరడాలుగా మారిపోయేవి.

హృదయ పూర్వకంగా సేవచేయగలిగినవారినే ఆయన ఆశీర్వదించేవారు. ఆ దీవనతో వారు ఎంతో పైకి వచ్చేవారు. కాంగ్రెసు పవిత్రత నిలబెట్టడంకోసం గాంధీజీ ఇలాంటి పరీక్షలు పెట్టేవారు . సత్యంకోసం ఆయన ఎంతో ఆదుర్దాపడేవారు.

స్వార్థాన్ని దూరంగా గిరాటు

ఆయన లెక్క ప్రకారం కాంగ్రెసువాది నిష్కల్మష హృదయుడు, నిరాడంబర జీవి, నిర్లిప్తుడు, నిర్విరామ సేవకుడూ అయివుండాలి. శీతవాతాతపాలకు తలయొగ్గగలవాడై వుండాలి. ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోగలవాడై వుండాలి. దేశ సౌభాగ్యం కోసం, స్వార్థాన్ని తెంచి దూరంగా గిరాటు వేయగలవాడై వుండాలి. స్వాతంత్ర్యోపాసకుడై వుండాలి. సత్యాన్వేషి అయివుండాలి.

గాంధీజీ రచనలు, ఉపన్యాసాలు పరిశీలించి చూస్తే, ఆయన స్వాతంత్ర్యం కంటే సత్యాన్నే ఎక్కువ ప్రేమించినట్లు తోస్తుంది. సత్యాహింసల్ని తోడుచేసుకునే ఆయనజన్మించారు. స్వాతంత్ర్యాన్ని సాధించారు. తిరిగి ఆ రెండింటినీ వెంటపెట్టుకునే నిష్క్రమించారని అనిపిస్తుంది.

బంగారాన్ని మించిన బంగారం

ఈ సత్యప్రియత్వం గాంధీజీకి ఉగ్గుపాలతోనే వచ్చింది కాని, తర్వాత అలవరచుకున్నదికాదు. గాంధీజీ లండన్ మెట్రిక్యులేషన్ పరీక్షకు వెళ్ళారు. వాళ్ళో పరీక్షాపత్రంలో "బంగారాన్ని మించిన బంగారం వది" అని ఒక ప్రశ్న యిచ్చారు.

గాంధీజీ ఆలోచించకుండా "సత్యం" అని వ్రాసి వచ్చారుట. మరి అప్పటికే ఆయన లేత హృదయంలో సత్యస్వరూప చిత్రణ ప్రారంభమయిందన్న మాట. వెన్నెల దారాలవంటి వెలుగులు ఆ హృదయంలో అంచులు దిద్దుకోవడం ప్రారంభింపాయన్నమాట.

గాంధీజీతర్వాత సత్యాన్ని గూర్చి ఎన్నో నిర్వచనాలు చేశారు. ఎక్కువవగావర్ణించడానికి తావు చాల దిక్కడ. ... ...

"నేను సత్యాన్వేషిని. సత్యసాక్షాత్కారానికి మార్గం కనిపెట్టాను. సత్యాన్ని దర్శించడానికి అవిరళకృషి చేస్తున్నాను. కాని నా కింతవరకు సాక్షాత్కారం కాలేదు. సత్యసాక్షాత్కారం — ఆత్మసాక్షాత్కారం వంటిది. అదే సంపూర్ణసిద్ధి. ఆ సిద్ధి నా కింతవరకు అందలేదు." అని 1921 లో వ్రాశారు గాంధీజీ.

"ఫిరంగిగుండ్లు వర్షిస్తున్నా సత్యమేపలుకుతూ వుండాలి" అన్నారు 1922 లో.

"సత్యం మానవుని విజ్ఞానం కంటె గొప్పది" 1924 లో వ్రాశారు.

"మంచి ఎక్కడున్నదో మనకు తెలియదు. కనుక సత్యమార్గాన్ని అవలంబిస్తే, మనం మంచిదగ్గరకే చేరగలం."

సోమరితనం సరిపడదు

—ఇలా ఎన్నెన్నో దివ్యభావాల్ని ప్రజానీకం కోసం వెదజల్లాడా తపస్వి. సత్యంకోసం, ధర్మం కోసం, తమజీవితాల్ని అర్పించగలవారే కాంగ్రెసువాదనిపించుకుంటారు. ... ఏ రందరికీ గాంధీజీయే సాక్షి...

అలాంటి కఠినపరీక్షకు నిలువలేనివారికి కాంగ్రెసు సంస్థలోనిలిచి లాభముండదని బాపూజీ ఆవేదన పడ్డారు. సుఖాన్నీ, సోమరితనాన్నీ, వాంఛించేవారంటే ఆయనకు సరిపడని సంగతి. దీని కొక ఉదాహరణ చెపుతాను—

గాంధీజీ సేవాగ్రామములో ఉంటున్నారు. గ్రామ సేవకులకు శిక్షణ యివ్వడానికి గాంధీజీ నిశ్చయించారు.అలా కొంతకాలం శిక్షణకువచ్చారు గ్రామస్థులు.

ఒకరోజున ఆ శిక్షణకేంద్రంనడిపే పెద్ద గాంధీజీ వద్దకు వచ్చి, "తమరుకూడా రోజుకో గంట మా సభ్యుల కేదైనా సందేశం యిస్తూ వుండాలి" అని కోరారు.

బాపూజీ వెంటనే అన్నారు"అలాగే కానివ్వండి. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది,పది గంటల మధ్య నే నీ పని ఏర్పాటు చేసుకుంటాను. అన్నారు. అలాగే జరుగుతోంది. ఇంతలో వేసవి వచ్చింది.

ఎండ నిప్పులు చెరగి పొయ్యడం ప్రారంభించింది. మళ్ళీ ఆ పెద్ద గాంధీజీ వద్దకు వచ్చారు.

అయితే మిట్టమధ్యాహ్నం రండి

"ఏమిటి సంగతి" అన్నారు గాంధీజీ.

"మీ సందేశ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రానికి మార్చాలి"

"ఎందుచేత ?" అన్నారు గాంధీజీ.

"పది తరువాత చాలా ఎండగా వుంటోంది. సభ్యులు ఎండ భరించలేకుండా ఉన్నారు." అన్నాడాయన.

"ఎండ భరించలేక పోతున్నారా ? మరి వీరంతా పల్లెటూళ్ళకు వెళ్ళి ప్రచారం చెయ్యవలసినవాళ్ళు. అక్కడ వుండవలసిన వాళ్ళు. ప్రజలకు సేవచెయ్యవలసిన వాళ్ళు. ఎండకు భయపడితే వీరు చేయగలిగిందేం వుంటుంది చెప్పు!" అన్నారు గాంధీజీ.

ఆ వ్యక్తి నీళ్ళు నములుతూ, 'నిజమే, నిజమే' అన్నాడు.

"సరే, అయిందేదో అయింది ... రేపటినుంచి వారిని మధ్యాహ్నం పంటిగంటకు రమ్మను రెండు గంటలకు విడుస్తాను.' అన్నారు.

దాని కా వచ్చిన పెద్ద ఏమీ మాట్లాడలేక నిలబడివున్నాడు. గాంధీజీ అన్నారు "ఇదుగో ఇం కొక్క పనిచెయ్యి. ... మీరు గ్రామాలనుంచి వస్తూవుంటారుగా, త్రోవలో కొందరాళ్ళుంటాయిగా, తలొకటి చేతపట్టుకుని రమ్మను రోజూ. ఈ నేరెంతా దిమ్మిసా చెయ్యాలి."

ఆ వచ్చిన వ్యక్తి బాపుజీకి జవాబు చెప్పలేక, 'చిత్తం' అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. వెడుతూ, "ఎండలని ఎందుకన్నానురా భగవంతుడా ఏదోవిధంగా ఉదయంపూట వచ్చిపోతూంటే బాగుండేది" అని విచారపడ్డాడు.

అలాంటి కఠిన శిక్షణ అలవరిచాడా మహానుభావుడు. అదంతా ఆయనతోనే వెళ్ళిపోయినట్లు తోస్తుంది. ఇతరులనే కాదు తన అర్థాంగి కస్తూరిబాను ఆయన కఠిన పరీక్షలు చేస్తూ వుండేవారు. దేశసేవకోసం ఆమెను హెచ్చరిస్తూ వుండేవారు.

పరిశుభ్రత మొదటి పాఠం

గాంధీజీ బీహారులోని చాంపరాన్ లో ఉన్నారు. అక్కడ ఒక పాఠశాల ప్రారంభించారు. దాన్ని కొందరు వాలంటీర్ల సాయంతో తాను నడపడం ప్రారంభించాడు.

ఒకరోజు కస్తూరిబాను పిలిచి, "ఏం, నువ్వు కూడా ఒక పాఠశాలనడప కూడదూ ? ఈ గ్రామస్థుల పిల్లలకు విద్య నేర్పకూడదూ ?" అన్నారు.

"నేనా ! పాఠశాలా ! ఎలా ? నాకు హిందీ భాష రాదుగా ... నా కొచ్చిన గుజరాతీభాషే చెప్పనా ! అదైనా చెప్పటం కష్టమేగా ... అసలు వాళ్ళతో మాట్లాడే దెలా!" అంది.

"ఎందుకు నేర్పలేవు ? ముందు నీకు నే నేర్పుతాను ... విద్యలో మొట్టమొదటిపాఠం—పరిశుభ్రత. రైతుల యిళ్ళకు వెళ్ళు, పిల్లల పళ్ళు తోము, కళ్ళు తుడువు, నీళ్ళు పొయ్యి ఏం యిది కూడా చేతకాదా నీకు ? "

"అలా వాళ్ళకు సేవ చేస్తూంటే కొన్నాళ్ళు—వారి భాషకూడా నీకు కొంచెం కొంచెం వస్తుంది. చనువైతే వాళ్ళునీతో చక్కగా మాట్లాడుతారు... ఆ తర్వాత వాళ్ళకు చదువుచెప్పే స్థితి వస్తుంది నీకు. కనుక, ఆలస్యం చేయక రేపటినుండే పరిశుభ్రత అనే మొదటిపాఠం ప్రారంభించు" అన్నారుట.

ఇంకా కస్తూరిబా ఏం జవాబు చెపుతూంది—ఆ కొంతమూర్తి ఆజ్ఞ శిరసా వహించటం తప్ప.

ఆయనతోనే సత్యాహింసలు....

అలాంటి గాంధీజీ కన్న స్వప్నాలు ఎంతవరకు నిజమవుతున్నాయి ఈనాడు ! కాంగ్రెసునంస్థ ఉత్తమోత్తమమైన సత్య, అహింసల నెంతవరకు ఆదరించి, పూజించి, తన ధర్మం నిలబెట్టుకో గలుగుతుంది ?

మరి కాంగ్రెసు సంస్థ గాంధీజీ ఆశయాలను నెరవేర్చలేకపోతే, "సత్యాహింసలను" తిరిగి ఆయన తనవెంట తీసుకుపోయారేమో నన్న సంశయం కలుగుతుంది.

ఒకవేళ అలాజరిగినా, స్వర్గసీమలో ఉన్న ఆశాంత మూర్తి నర్ధించి "సత్యాహింసల్ని" తిరిగి భూమికి దింపి, తెచ్చుకోవలసిన బాధ్యతా ... అనుకోకుండా ఈ సంస్థకు అంటిన మచ్చలను తుడిచివేసుకోవలసిన బాధ్యత కాంగ్రెసుపైన వున్నది కదూ!

—రాపూరు

సత్యాహింసలు బాపూజీతోనే నిష్క్రమించాయా!

నేటి నాగరికత మనుగడ

విశాలదృక్పథం ఉంటేనే సాధ్యమని శ్రీ కృష్ణమీనన్ వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 2:— జీవితాన్ని గురించి విశాల దృక్పథం, విజ్ఞాన శాస్త్రాలకు పరిశోధనలకు అనువైన మనో నైతిక లేని పక్షంలో నేటి ప్రపంచ నాగరికత మనజాలదని రక్షణమంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్ నే డిక్కడ అభిభాషించారు.

రక్షణశాఖ ఆఫీసర్లకు, త్రివిధ దళాల ఆఫీసర్లకు ఉద్దిష్టమైన సైంటిఫిక్ ఓరియంటేషన్ కోర్సుకు ప్రారంభోత్సవం చేస్తూ ఆయన పై విషయం చెప్పారు. రక్షణమంత్రిత్వశాఖ శాస్త్రీయ సంపాదారు ఆయిన డాక్టర్ డి. ఎస్. కొఠారి సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఆధునిక సమాజ వ్యవస్థ రక్షింపబడాలంటే సాంకేతిక విద్య, పౌర బాధ్యత కావాలని రక్షణ మంత్రి అన్నారు.

రక్షణ శాస్త్రంలో వచ్చిన ఆధునాతన శాస్త్రీయ, సాంకేతిక విషయాలను ఆఫీసర్లకు తెలియజేయటంకోసం ఈ కోర్సు ప్రారంభించబడింది.

ఉరవకొండ,ఫిబ్రవరి2:— అనంతపురంజిల్లాలో అనావృష్టివల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయనీ, కరువు పనులకు మంజూరు చేసిన రు 5లక్షలు అప్పుడే అయిపోయాయనీ , గ్రామాలలో ఇంకాకొన్నిచవకధరల దుకాణాలను ఏర్పాటు చేయాలనీ, వ్యవసాయపు పనులకు రైతులకు అప్పులు మంజూరు చేయాలనీ,శాసన సభ్యుడు శ్రీ యన్.నారాయణప్ప ముఖ్యమంత్రికి ఇటీవల విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

కడియంలో అగ్నిప్రమాదం

ఒకస్త్రీ దుర్మరణం

(మన విలేఖరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 1:— ఇవటికి యేడు మైళ్ల దూరంలోవున్న కడియం గ్రామం హరిజనపేటలో జనవరి 29వ నుమారు నూరు యిండ్లు వరకురామప్రీతి అయినవి. నుమారు యిరవై వేల రూపాయలనష్టం సంభవించినదని అంచనావేశారు. ఒక ఆడమనిషి కూడా చనిపోయినది. వారికి నిలువడుటకుగూడా తావులేని పరిస్థితి సంభవించినది. శ్రీ గిరిజాల వీర్రాజుగారు, మరికొంతమంది గ్రామపెద్దలు కలసి అన్నదానం చేస్తున్నారు. కొంతమందికి బట్టలు పంచి పెట్టారు. ఈ నిరాశ్రయులకు యిండ్లు కట్టుకొనేనిమిత్తం బట్టలు కొరకు చందా వసూలు చేస్తున్నారు.కావున దాతలు వారికి తోచిన సహాయం చేయాలని కడియం గ్రామపంచాయతి ప్రెసిడెంటు విజ్ఞప్తి చేస్తున్నారు. విరాళం పంపేవారు కడియం పంచాయితీ ప్రెసిడెంటు తూర్పు గోదావరి జిల్లా అనే చిరునామాకు పంపాలని వారు అర్థిస్తున్నారు.

కాంచీపురంలో శృంగేరి పీఠాధిపతి

కాంచీపురం, ఫిబ్రవరి 2:— శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్య మహాస్వామికి మొన్న సాయంకాలం కాంచీపురంలో ప్రజలు భక్తిపురస్సరంగా స్వాగతం చెప్పారు. శృంగేరి పీఠాధిపతి ఈ పట్టణాన్ని సందర్శించి 90 సంవత్సరాలయింది. అందుచేత రాష్ట్రం నలుమూలలనుంచి ప్రతినిధులు వచ్చారు. బ్రహ్మాండంగా స్వాగతం సమర్పించారు. కాంచీపురవాసుల ధర్మబుద్ధిని జగద్గురు ఈ సందర్భంలో ప్రశంసించారు.

"శాంటా మేరియా":

గురువారంనాడు ప్రయాణీకుల విడుదల

—కెప్టెన్ గాల్వావో వాగ్దానం

రెసిఫ్ (బ్రాజిల్) ఫిబ్రవరి 2:—

'శాంటామేరియా' నౌకలోని ప్రయాణీకులను, బహుశా అందో ళన చేస్తున్న నావికులనుకూడా గురువారంనాడు ఒడ్డున దింపివేసి, నావికులకు తనసహచరులకు మధ్యజరుగుతున్న సంఘర్షణలకు స్వస్తిచెప్పడానికి కెప్టెన్ హెన్రిక్ గాల్వావో నిన్న వాగ్దానం చేశారు.

'శాంటామేరియా' కథ త్వరలోనే ముగియనున్నదని కెప్టెన్ గాల్వావో సూచించారు.

బ్రాజిల్ ప్రభుత్వం అధికారులతో చేసుకున్న ఒడంబడికకు భిన్నంగా అట్లాంటిక్ సముద్ర మధ్య నున్న బ్రిటిష్‌దీవి 'ఏసెన్షియన్'కు ఓడను గొనిపోవడానికి కెప్టెన్ గాల్వావో వుద్దేశిస్తున్నా డనేవదంతులు వ్యాపించగనే ఆనౌకలోని ప్రయాణీకులకు గాల్వావో అనుచరులకు మధ్య సంఘర్షణలు జరిగాయని నేడు తెలియవస్తున్నది.

కెప్టెన్ గాల్వావో పత్రికా ప్రతినిధులకు అందచేసిన సందేశంలో యిలా పేర్కొన్నారు:

"మేము యుద్ధం చేస్తున్నది పోర్చుగల్ నియంతృత్వం పైన. నియంత ఆంటోనియో సొలజార్ ప్రభుత్వం అభేద్యమయినది కాదని నిరూపించటమే మా లక్ష్యం. పోర్చుగీస్ స్పానిష్ నియంతృత్వాలపైనే నిజానికి మేము కత్తి కట్టాము. సొలజార్‌ను వదిలించుకోవడమే మా లక్ష్యం కాదు. పోర్చుగల్ వలసలలో స్వాతంత్ర్యాభ్యుదయాలను సాధించి, పోర్చుగీస్ ప్రజల హృదయాలలో స్వాతంత్ర్యేచ్ఛ రేకెత్తించటమే మా లక్ష్యం.

చర్చల ప్రతిష్టంభన

గాల్వావో ఈ ప్రకటన చెయడానికి ముందు బ్రాజిల్ నౌకాదళాధికారితో జరిపిన సంభాషణలలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలియవచ్చింది. ప్రయాణీకులను దింపివేసి, తాను తిరిగి పయనించడానికి బ్రాజిల్ అధికారులు సమ్మతించాలనే కెప్టెన్ గాల్వావో షరతు పెట్టారు.

ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఏర్పడినట్లే నని ఒక అమెరికన్ పత్రికా ప్రతినిధి అన్నారు.

కోస్తాకు రెండుమైళ్ళ దూరాన 'శాంటా మేరియా'నౌక,లంగరు వేసుకుని వుండగా, కెప్టెన్ గాల్వావోకు బ్రాజిలియన్ అధికారులమధ్య సంభాషణలు ప్రారంభమయినాయి.

ఇంతకుముందు రియో డి జనీరో నుండి బయలుదేరిన వార్తలు ప్రయాణీకులు తమ సామానులతో అప్పుడే వడ్డుచేరుకుంటున్నారని వీరిని వారివారి స్వస్థానాలకు చేర్చడానికి సిద్ధంగా కొన్ని విమానాలు అక్కడ సర్వసన్నద్ధంగా వున్నాయి.

ప్రయాణీకులను దింపివేసిన పిదప, తాను తిరిగి శాంటామేరియాపై ప్రయాణం కొనసాగించడానికి అనుమతించగలమనే హామీని కెప్టెన్ గాల్వావో సంభాషణల సందర్భంగా కోరారని, ఆ షరతులనుమన్నించడానికి తనకు అధికారంలేనట్లు స్థానిక బ్రాజిలియన్ నౌకాదళోద్యోగి అడ్మిరల్ ఫెర్నాండెజ్‌డియోజ్ జవాబిచ్చారని తెలుస్తున్నది.

నేటి సాయంత్రం అడ్మిరల్ డియోజ్‌కు కెప్టెన్ గాల్వావో ఒకలేఖ నందజేశారు. ఆయన ఆ లేఖను రియోడి జనీరోకు పంపుతూ, కొత్త ఆదేశాలు నీయవలసిందిగా కోరారు.

అయితే, బ్రాజిల్ కొత్త విదేశాంగమంత్రి సినార్ అఫోంసో అరినోస్ నేడే అధికారస్వీకరిస్తున్నందు. వెన్వెంటనే జవాబు రాకపోవచ్చు నను కుంటున్నారు.

బ్రాజిల్ కొత్త ప్రెసిడెంట్ కనియో క్వాడ్రోస్ నిర్ణయానికి కెప్టెన్ గాల్వావో వేచివున్నారని ప్రయాణీకుల క్షేమానికి యిబ్బంది కలుగకుండా చూడటం కోసం, మూడు అమెరికన్ డిస్ట్రాయర్ నౌకలు సిద్ధంగా వున్నవని అమెరికన్ కరిబియన్ నౌకాదళాధికారి అడ్మిరల్ డెన్‌స్మిత్ అన్నారు.

"మాకు కావలసినది నౌక మాత్రమే"

లిస్బన్, ఫిబ్రవరి 1:—

"శాంటామేరియాను" స్వాధీనం చేసుకున్న విప్లవకారుడు కెప్టెన్‌గాల్వావోను తమకుఅప్పగించవలసిందిగా కోరబోమనీ, తమకు కావలసినది నౌక మాత్రమే నసీ, పోర్చుగీసు ప్రభుత్వం నేడు ప్రకటించింది.

అంగోలా గవర్నర్ జనరల్ ప్రకటన

లోండా, అంగోలా, ఫిబ్రవరి 2:—

అంగోలా గవర్నరు జనరల్ ఆల్వార్ డిసిల్వా టావరిస్ నిన్న ఒక ప్రకటన చేస్తూ, "శాంటా మేరియాను" స్వాధీనం చేసుకున్న విప్లవకారుడు కెప్టెన్ గాల్వావో యిక్కడకు వస్తే, ఆయనను సమర్థించేవారు ఎవరూ వుండబోరని అన్నారు.

విప్లవకారులు నిజంగా యిక్కడకు రాదలచినట్లయితే, వారు ఆ సంగతిని గోప్యంగానే వుంచి వుండేవారు అని కూడా ఆయన అన్నారు.

కెన్నెడీ ప్రకటనపై చైనా నిశిత విమర్శ

టోకియో ఫిబ్రవరి 2:—

అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెన్నెడీ ఉపన్యాసాన్ని చైనా అధికార వార్తాసంస్థ నిన్నరాత్రి నిశితంగా విమర్శించింది.

ప్రెసిడెంట్ కెన్నెడీ సందేశంలో "శాంతిని కాంక్షిస్తున్న నటన కొంత వున్నది. అయితే అమెరికా విదేశాంగ విధాన ప్రాథమికోద్దేశం ఆయుధ సంపత్తిని పటిష్ఠం చేయడం యుద్ధ సన్నాహాలు జరపడమూనేనీ ఆర్థిక, సాంస్కృతిక దురాక్రమణను ద్విగుణీకృతం చేయడమూనని కూడా ఆ ప్రకటన స్పష్టం చేస్తున్నది." అని వార్తా సంస్థ విమర్శించింది.

కడప, ఫిబ్రవరి 2 :—

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య, పబ్లిక్‌వర్క్సు శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు గార్లు నిన్న ఉదయం ఇక్కడకు వచ్చారు.

ప్రభుత్వ కంట్రోళ్లు—ప్లానింగ్

సంఘశ్రేయస్సుకు అవసరమని లార్డ్ మారిసన్ ప్రసంగం

బొంబాయి, ఫిబ్రవరి 1:—

బ్రిటిష్ లేబర్‌పార్టీ నాయకుడు లార్డ్ హెర్బర్ట్ మారిసన్ నేడిక్కడ ప్రసంగిస్తూ సంఘ శ్రేయస్సుకోసం దేశ సాధన సంపదలను సక్రమంగా వినియోగించుకొనే నిమిత్తం కంట్రోళ్లను, ప్లానింగును అమలుచేసే హక్కు, బాధ్యత ప్రతిదేశానికి ఉన్నదని అన్నారు. అయితే ప్రత్యేక ప్రయోజనం లేకుండా ఆర్థిక వ్యవస్థను నిర్దిష్ట మార్గంలో నడపటం వలన పరిపాలనా యంత్రాంగం మితిమీరి పెరిగిపోతుందని ఆయన అన్నారు.

సర్ దొరాబ్జీ టాటా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ప్రసంగాలలో ద్వితీయ ఉపన్యాసమిస్తూ ఆయన ఈ విషయాలుచెప్పారు.

పరిశ్రమలమీద, సర్వీసులమీద ప్రభుత్వ యాజమాన్యం ఉండాలన్న సూత్రాన్ని తాను, బ్రిటిష్ లేబర్‌పార్టీ విశ్వసిస్తున్నామని, అయితే ప్రభుత్వ యాజమాన్య సూత్రం సంఘశ్రేయస్సు దృష్ట్యా మాత్రమే సమర్థనీయ మవుతుందనీ, ఏమైనా ఏ సిద్ధాంతం పట్ల అంధవిశ్వాసం మాత్రం పనికిరాదని లార్డ్ మారిసన్ వక్కాణించారు.

బ్రిటిష్ పార్లమెంటరీ విధానంలోని కొన్ని 'అంశాలు' అనే విషయంపై ఆయన ఇస్తున్న మూడు ఉపన్యాసాలలో నేటి ఉపన్యాసం ప్రభుత్వ కంట్రోలు — ప్రభుత్వ రంగంలోని పరిశ్రమల యాజమాన్యంపై పార్లమెంటుపట్ల ప్రభుత్వ బాధ్యత అనే విషయంపై జరిగింది.

పరిశ్రమల జాతీయకరణ సమర్థనీయం అవునోకాదో తేల్చటానికి జాతీయకరణ అనంతరం అవి సంఘానికి చేసే సేవయే పరీక్ష అని ఆయన అన్నారు.

సనత్‌నగర్‌లో పారిశ్రామిక నగరం

మంత్రి శ్రీ లక్ష్మణ్ వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 2—

సనత్‌నగర్ పారిశ్రామిక నగరాన్ని, విస్తృత పరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వం అప్పుడే ప్రారంభించిందని లఘు పరిశ్రమల మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ పారిశ్రామిక ప్రదర్శన క్లబ్‌లో నిన్న జరిగిన పారిశ్రామిక వేత్తల సభలో మాట్లాడుతూ చెప్పారు.

సనత్‌నగర్‌లో స్వయం సహాయక నగరాన్ని విస్తృత పరచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్థలాలు, శానిటరీ వరికరాలు విద్యుత్ సౌకర్యాలను ప్రభుత్వం కలుగజేస్తుందనీ, పరిశ్రమదార్లు ఇష్టమైతే భవనాలకు, యంత్రాలకు అప్పు తీసుకోవచ్చుననీ శ్రీ లక్ష్మణ్ వివరించారు.

కృష్ణాజిల్లా కలెక్టరు శ్రీ గంగోపాధ్యాయ బదిలీఅయి, శ్రీ ఆర్. కె. వేపా కృష్ణాజిల్లా కొత్త కలెక్టరుగ విచ్చేసిన సందర్భంలో జిల్లాపరిషత్తు తరపున అధ్యక్షుడు శ్రీ శివరామప్రసాద్ ప్రసంగిస్తున్నప్పటి చిత్రం

దక్షిణ ప్రాంతానికి ఎక్కువ పరిశ్రమలు

:x:

మంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి సూచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) వాల్తేరు, ఫిబ్రవరి 2 :—

నూతన పరిశ్రమలను సక్రమ విధానంలో ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం నెలకొల్పనిచో ప్రాంతాలమధ్య ఇప్పుడున్న వ్యత్యాసాలు ఇకముందుకూడా ఉంటాయని ప్రణాళికామంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి రాష్ట్రస్థాయిలో విశ్వవిద్యాలయ ప్రణాళికసదస్సుకు మొన్న సోమవారం ప్రారంభోత్సవం జరుపుతూ హెచ్చరించారు.

సక్రమ విధానంలో ప్రణాళిక అమలు పరచనందున తలసరి ఆదాయంలోను మొత్తపు ఆదాయంలోను రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలకు దోవతీసిందని శ్రీ రంగారెడ్డి తెలియ జేశారు.

ప్రణాళికకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించి, ప్రణాళికా సంఘానికి ఆదర్శ ప్రాయమైన సలహా ఇవ్వడం ఇట్టి సదస్సుల లక్ష్యమైనప్పటికీ ఈసదస్సులకు అట్టి అవకాశం చిక్కడం లేదన్నారు. ఇంత వరకు ప్రణాళికను అమలు పరిచే విషయాన్నేసదస్సులో చర్చిస్తున్నారని శ్రీ రంగారెడ్డి వివరించారు.

ప్రణాళిక ఆశయాలను గూర్చి శ్రీ రంగారెడ్డి ప్రస్తావించారు. ప్రజల జీవిత ప్రమాణాలను అభివృద్ధిచేయడమే ప్రణాళిక ప్రధాన ఆశయమని, ఈ ఆశయాన్ని సాధించడానికి రచనా పద్ధతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలనీ, ద్వితీయ ప్రపంచ మహాయుద్ధం, దేశ విభజనవల్ల కలిగిన ఆర్థిక వ్యత్యాసాలను సర్దుబాటు చేయడానికి మొదటి ప్రణాళికను రచించారనీ, జాతీయాదాయాన్ని పెంచాలనే ఆశయంతో ద్వితీయ ప్రణాళికను రూపొందించారనీ, సాలుకు అయిదుశాతం జాతీయాదాయాన్ని పెంచడానికి, ఆహార స్వయం సమృద్ధి సాధించడానికి, పరిశ్రమలకు ఏగుమతులకు చాలినంతగా ఉత్పత్తి అభివృద్ధి చేయడానికి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ఆర్థిక వ్యత్యాసాలు మాపడానికి తృతీయ ప్రణాళికకు రూపురేఖలు దిద్దారనీ శ్రీ రంగారెడ్డి వివరించారు. మూడు ప్రణాళికలలోను వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం కలుగజేశారన్నారు. పరిశ్రమలతోపాటు వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నారు.

ఇండియాకు 2 కోట్ల 80 లక్షల డాలర్లు

ఆస్ట్రియాచే మంజూరు

వియన్నా, ఫిబ్రవరి 1:—

తృతీయ పంచవర్ష ప్రణాళిక సాధన విషయంలో ఇండియాకు తోడ్పడడానికిగాను 2 కోట్ల 80 లక్షల డాలర్ల ప్రపంచ బ్యాంకి నిధికి అందజేయడానికి ఆస్ట్రియా నిన్న సమ్మతించింది.

ఇండియా ఉక్కు గనులు, ఇంధనాలశాఖ కార్యదర్శి శ్రీ ఎస్. భూతలింగం బొయిటర్ విలేఖరితో మాట్లాడుతూ, ఆస్ట్రియా ఇప్పుడిచ్చినది గత సంవత్సరంలో ఇచ్చిన దానికంటె దాదాపు రెట్టింపు వున్నదనీ, పూర్వపుదానికంటె దీర్ఘకాలపు వాయిదాలపైన చెల్లించేటటువంటిదనీ తెలియ జేశారు.

తోడివారిని విమర్శించే కాంగ్రెసువాదులు

వెంటనేచర్య గైకొనాలని శ్రీ సంజీవరెడ్డి సూచన

భోపాల్, ఫిబ్రవరి 2 :—

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి నిన్నఇక్కడ జిల్లా కాంగ్రెసు అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలో ప్రసంగిస్తూ, తోడి కాంగ్రెసువాదులను బహిరంగంగా విమర్శించే సభ్యులమీద వెంటనే తగినచర్య తీసుకోవాలని కోరినట్లు తెలుస్తున్నది.

రెండు రోజులు జరిగిన జనాంతిక సమావేశములో ప్రసంగిస్తూ, ఆయన కాంగ్రెసువాదులు తమ విషయాలను బైటికి పొక్కకుండా పార్టీలోనే పరిష్కరించుకోవాలని సూచించారట.

పథకాల అమలుకు పరిపాలనా యంత్రాంగం సంస్కరణ

మద్రాసు, ఫిబ్రవరి 2 :—

ప్లానింగ్ కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ వి. టి. కృష్ణమాచారి ప్రణాళిక పథకాలను సత్వరంగాఅమలుచేసేవిధంగాపరిపాలనాయంత్రాంగాన్ని వివిధ దశలలో ఎలా పునర్నిర్మించాలో సూచిస్తూ తమ నివేదికను ఏప్రిల్‌లో ప్లానింగ్ కమిషన్‌కు సమర్పించగలరని తెలుస్తున్నది.

ఈ విషయమై శ్రీ కృష్ణమాచారి ఇప్పటికే చాల రాష్ట్రాలతో సంప్రతించారు. మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజు, ఆర్థికమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంలతో ఆయన నేడిక్కడ చర్చలు జరిపారు.

చీఫ్ ఇంజనీరుపై సస్పెన్షన్ ఉత్తర్వు

బెంగుళూరు, ఫిబ్రవరి 2 :—

మైసూరు, ఇరిగేషన్ ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజనీరు శ్రీ యం. హెచ్. మంచిగయ్యపై సస్పెన్షన్ ఉత్తర్వు జారీచేయబడింది. శ్రీ మంచిగయ్యపై కొన్ని అభియోగాలను విచారించడానికి అవినీతి నిరోధకశాఖ, పి. డబ్ల్యు. డి. ఆడిట్ శాఖ డైరెక్టర్ నియమించబడగలదని నేటిరాత్రి ఒక ప్రభుత్వ ప్రతినిధి సూచించారు.

ఎన్నికల ఏర్పాట్లు

చీఫ్ఎలెక్షన్ కమిషనర్ పార్టీల ప్రతినిధులతో చర్చిస్తారట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 :—

ఎన్నికలలో వివిధ పార్టీలకు చిహ్నం నిచ్చే విషయంలోను, ఇతర ఏర్పాట్ల విషయంలోను, వారి అభిప్రాయాలను తెలుసుకొనడానికై, గుర్తింపబడిన రాజకీయ పక్షాల ప్రతినిధులను చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ఈ నెలాఖరులో కలుసుకోనున్నారు.

ఎన్నికలలో పాల్గొనగల పార్టీలుగా, కాంగ్రెస్ కమ్యూనిస్ట్‌పార్టీ, పి. యస్. పి. జనసంఘంలను ప్రభుత్వం గుర్తించింది.

శునక ప్రదర్శనం

హైదరాబాద్, ఫిబ్రవరి 2 :—

రివిన్యూబోర్డు మూడవ సభ్యుడు శ్రీ యస్. ఏ. అయ్యంగారు పెంచుతున్న జాతి కుక్క అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన శునకప్రదర్శనలో ఉత్తమ శునకంగా ఎంచబడింది. శ్రీమతి టి. ధగే నెలకొల్పిన జ్యోతి రోలింగ్ కప్పు గెలుచుకుంది. మంచి ఆడకుక్కను నిర్ణయించిన అబిడ్ ఇవ్వాన్స్ రోలింగ్‌షీల్డ్ కూడా ఈకుక్కకే వచ్చింది. ప్రధాన కార్యదర్శి యం. పి. పాయ్ నిన్న సమావేశానికి అధ్యక్షత వహించి బహుమతులు పంచిపెట్టారు.

ఈ సంవత్సరం శునకప్రదర్శనలో 138 కుక్కలు పాల్గొన్నాయి. ఇవి 30 జాతులకు చెందిన కుక్కలు.

పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ ఎ. కె. కె. నంబియార్ పెంచుతున్న తెల్ల అల్‌షేషియన్ కుక్కకు శ్రీమతి టి. ధగే ఏర్పాటుచేసిన "టామీ షీల్డ్" వచ్చింది.

శ్రీ కృష్ణసిన్హా మరణానికి ఆచార్యరంగా సంతాపం

(మన విలేఖరి)

తెనాలి, ఫిబ్రవరి 1:—

శ్రీ శ్రీకృష్ణ సిన్హా మరణంపట్ల స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు ఆచార్య రంగా తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆచార్య రంగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

లావోస్‌లో పోరాటం:

సాలా ఫౌ ఖౌన్ ప్రభుత్వ సేనల వశం

:x:

లువాంగ్ ప్రబాంగ్‌కు దక్షిణాన 45 మైళ్ల దూరానగల ముఖ్యమైన రహదారుల కేంద్రం

(మన విలేఖరి) వియంటియేన్, ఫిబ్రవరి 2 :—

సాలా ఫౌ ఖౌన్ అనే ముఖ్యమైన రహదారుల కేంద్రాన్ని కమ్యూనిస్టు "తిరుగుబాటు సైన్యాల"నుంచి వశపరచుకున్నట్లులావోస్ ప్రభుత్వం నిన్న ప్రకటించింది. దీనితో, జార్స్ మైదానంపై దాడి జరపడానికిమార్గం సుగమ మయిందనికూడా ఈ ప్రకటన తెలియజేస్తున్నది.

ఉత్తర, దక్షిణ దిశలనుంచి చొచ్చుకువస్తున్న లావోషియన్ సైన్యాలు ఈ రహదారుల కేంద్ర వద్ద కలుసుకున్నవని సమాచారశాఖ మంత్రి శ్రీ చౌవన్ నోరసింగ్ తెలియ జేశారు.

వియంటియేన్ నుంచి రాచరిక రాజధాని అయిన లువాంగ్ ప్రబాంగ్‌కు గల రహదారిలో కమ్యూనిస్టు తిరుగుబాటు దారులనుతుడిచి పెట్టడం జరిగిందని కూడా ఆయన తెలియజేశారు.

"సాలాఫౌ ఖౌన్ ఈ ఉదయం ప్రభుత్వ సేనల వశమయింది. తిరుగుబాటుదారులు జార్స్‌మైదానంలో గల తమ ముఖ్యస్థావరానికి, తూర్పు పశ్చిమదిశగావున్న రహదారి వెంట తిరోగమిస్తున్నారు,"అనిఆయనపత్రికావిలేఖరులసమావేశంలో అన్నారు.

ఇదే సమయంలో, సాఫీ పర్వతం తిరుగుబాటుదారుల వశమైనట్లుగా కూడా ప్రభుత్వ ప్రకటన తెలియ జేస్తున్నది. ఉత్తర లావోస్‌లో తిరుగుబాటు దారుల అధీనంలో వున్న శాప్ నెయువాహా రాష్ట్రంలో ప్రభుత్వ బలాలకుగల కట్టకడపటి రక్షణ స్థావరమిది.

వాంగ్ వియంగ్‌ను, దాని విమానాశ్రయాన్ని తిరుగుబాటుదారుల నుంచి విముక్తం చేసినప్పటినుంచీ రహదారుల కేంద్రం వద్దకు రెండు లావోషియన్ సైన్యాలు తరలి వెడు తున్నవి. ఈరహదారుల కేంద్రం లువాంగ్ ప్రబాంగ్‌కు దక్షిణాన సుమారు 45మైళ్ల దూరానవున్నది. సైన్యాలను విమానాలలో పంపడానికి వీలయేటట్లు విమానాశ్రయంలోని "రన్‌వే"ను పొడిగించే వరకు పురోగమనం జాగుకావలసి వచ్చింది.

లావోషియన్ పటాలం ఒకటి లువాంగ్ ప్రబాంగ్ నుంచి దక్షిణదిశకు చొచ్చుకురాగా మరొక పటాలం వాంగ్‌వియెంగ్ నుంచి ఎగువకు చొచ్చుకు వెళ్లింది.

రాష్ట్రానికి విరివిగా ఎరువుల సప్లయి

:x:

కేంద్రం హామీ ఇచ్చిందని వ్యవసాయమంత్రి శ్రీ రామచంద్రారెడ్డి ప్రకటన

:x:

పంటల పోటీలలో కృష్ణాజిల్లాకు ప్రత్యేక బహుమతి

హైదరాబాద్, ఫిబ్రవరి 2 :—

ఆంధ్రప్రదేశానికి అవసరమైన అమోనియాపిండి, తదితర రసాయనిక ఎరువులను నూటికి 90 వంతులవరకు సరఫరా చెయ్యగలమని రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం తగు హామీయిచ్చిందని వ్యవసాయమంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి నేటిరాత్రి ఇక్కడ వెల్లడించారు.

విశాఖపట్టణంలోను, కొత్తగూడెంలోను ఎరువులఫ్యాక్టరీలు నిర్మించబడి, ఉత్పత్తి ప్రారంభం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ఎరువులకొరత రెండేళ్లలో తీరిపోగలదని ఆయన అన్నారు.

ఎరువుల ప్రయోజనాన్ని రాష్ట్రంలోని రైతులు గుర్తించడం తాలా శుభసూచకమైన విషయమనీ, అయితే ఎరువుల కొరతవల్ల గత యేడాది వారు అనేక విధాల ఇబ్బందిపడ్డారనీ శ్రీ రామచంద్రారెడ్డి అన్నారు.

అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనం ఆవరణంలో ఏర్పాటుచేసిన తోటల పెంపకం ప్రదర్శనంలో మాట్లాడుతూ శ్రీ రామచంద్రారెడ్డిగారు పైవిధంగా అన్నారు.

పంటలపోటీల బహుమతులు

అధికోత్పత్తిని ప్రోత్సహించడానికి గాను 1957 — 58 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పంటల పోటీల బహుమతులు, 1958—59 రబీ ఉద్యమం సందర్భంగా ఏర్పాటుచేసిన జిల్లా కమ్యూనిటీ అవార్డులు ఆయా జిల్లాలవారికి నేడు బహూకరించబడ్డాయి.

1958—59 రబీ పంటల ఉద్యమంలో వ్యవసాయోత్పత్తిని నూటికి 15 వంతులు పెంచినందుకు గాను (గత మూడేళ్ల సరాసరి ప్రమాణాన్ని మించి) రాష్ట్రంలోని మొత్తం 20 జిల్లాలలో 9 జిల్లాల వారికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు కమ్యూనిటీ అవార్డుక్రింద బహూకరించబడ్డాయి. అవార్డులు పొందిన జిల్లాలపేర్లు ఇవి: విశాఖపట్టణం, కృష్ణా, ఆదిలాబాద్, నిజామాబాద్,కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్.

ఈ తొమ్మిది జిల్లాలలో వ్యవసాయోత్పత్తిని నూటికి 81 వంతుల వరకు పెంచిన కృష్ణాజిల్లాకు పై అవార్డుతోపాటు 500 రూపాయల విలువగల రోలింగు ట్రోఫీ బహూకరించబడింది.

1957—58 సంవత్సరానికి సంబంధించి వరి, జొన్న, చెరుకు, వేరుశనగ, పొగాకుపంటల పోటీలలో హెచ్చు రాలుబడిని సాధించినవారికి ఒక్కొక్కరికి 500 రూపాయల నగదు బహుమతితోపాటు, 120 రూపాయల విలువగల బంగారు పతకాలు బహూకరించబడ్డాయి.

పంటల పోటీలలో బహుమతులు పొందిన విజేతల వివరాలు ఇవి: వరిపంట: శ్రీ కరిమి సుబ్బయ్య నాయుడు, వెదుళ్లవలస, శ్రీకాకుళంజిల్లా, నర్సిపట్నం తాలూకా, పోలాకి గ్రామం. ఎకరానికి 10,380 పౌనుల ధాన్యాన్ని ఈయన పండించారు.

జొన్న: ఆర్. ఎస్. మియాసాహెబ్, పగిడాల, నందికొట్కూరు తాలూకా, కర్నూలు జిల్లా, ఎకరానికి 380 పౌనుల జొన్నను ఈయన పండించారు.

చెరకు: అలపాటి వీరన్న, మోర్తా, తణుకు తాలూకా, పశ్చిమగోదావరిజిల్లా ఎకరానికి 116 టన్నుల చెరకు ఈయన పండించారు.

వేరుశనగ: శౌరెడ్డి స్వామిరెడ్డి, నన్నూరు, కర్నూలుజిల్లా. ఎకరానికి 3,520 పౌనుల వేరుశనగ ఈయన పండించారు.

పొగాకు: వి. ఆచ్చేశ్వరరావు, కన్నూరు విజయవాడతాలూకా, కృష్ణాజిల్లా, ఎకరానికి 14,000 పౌనుల ఆకును ఈయన పండించారు.

ఐదుగురు అమెరికన్లు ఖైదులోవుండగచైనాతో సంబంధాలు కష్టం

—ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రకటన

వాషింగ్టన్, ఫిబ్రవరి 1:—

చైనాలో అయిదుగురు అమెరికన్ సైనికుల నిర్బంధం కొనసాగుతూ వుండగా, పెకింగ్ ప్రభుత్వంతో మామూలు సంబంధాల ఏర్పాటు కష్టసాధ్యమని ప్రెసిడెంట్ జాన్ కెన్నెడీ నేడు పత్రికా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు.

తన ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని పురస్కరించుకొని ప్రధాన నిర్ణయం చెయ్యవలసిన సమస్య కాంగోయే కావచ్చునని కూడా ప్రెసిడెంట్ కెన్నడీ సూచించారు.

తాను, తన సహోద్యోగులు కాంగో విషయంలో తీసుకొనదగు చర్యలను గురించి పరిశీలిస్తున్నామనీ, అక్కడ పరిస్థితి మరీ ఎక్కువగా దిగజారిపోతున్నదనీ ప్రెసిడెంట్ కెన్నెడీ అన్నారు.

కాంగోకు సైన్యాలను పంపిన పెక్కురాజ్యాలు వాటిని ఉపసంహరించుకుంటున్నవని ఆయన అన్నారు.

కాంగోలో రాజకీయ సుస్థిరత ఏర్పడడానికి వీలుగా అక్కడి పరిస్థితిని తటస్థీకరణ చెయ్యడానికి తోడ్పడవలసిందిగా అమెరికా సరాసరిగా రష్యాను కోరే సూచనలు కనుపిస్తున్నవనుకొంటున్నారు.

కాంగోలో కల్లోల ప్రజ్వలనకు కారణమయిన కమ్యూనిస్టు జోక్యానికి స్వస్తిచెప్పడంద్వారా అమెరికాతో సన్నిహిత సంబంధాల ఏర్పాటుకు రష్యాకు గల అభిలాషను నిరూపించవలసినదిగా సోవియట్ ప్రధానిని ఆయన సవాల్‌చెయ్యవచ్చునని అమెరికన్ ఉద్యోగులు విశ్వసిస్తున్నారు.

కాంగోనుండి తిరిగి వచ్చిన అమెరికన్ రాయబారి శ్రీ క్లెయిర్ హెచ్. టింబర్లేక్ అక్కడి పరిస్థితిని గురించి సవివరంగా విదేశాంగశాఖకు తెలియజేశా రనుకొంటున్నారు.

బెర్లిన్ విషయంలో ఐసెన్‌హోవర్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి తన వైఖరి ఒక్కటేనని ప్రెసిడెంట్ జాన్ కెన్నడీ నేడు పత్రికా ప్రతినిధుల సమావేశములో పేర్కొన్నారు.

బెర్లిన్ విషయంలో ప్రమాదం తరుచుగా సంభవించేదనే తాను తన ప్రభుత్వం అభిప్రాయపడుతున్నామని కూడా ఆయన అన్నారు.

ప్రపంచములోని ప్రస్తుత ప్రమాద ప్రాంతాలలో బెర్లిన్, జర్మనీలను పేర్కొనకుండా వదిలివేస్తున్నారేమిఅనిపత్రికాప్రతినిధులుప్రశ్నించారు.

పోర్చుగీసు నౌక'శాంటామేరియా'తో సంబంధం కలవారి ప్రయోజనాలన్నీ కాపాడబడగలవనే తాను ఆశిస్తున్నానని ప్రెసిడెంట్‌కెన్నడీ అన్నారు.

శాంటామేరియా సంఘటనను పురస్కరించుకుని ఆజోర్స్‌లోని విమానాశ్రయాన్ని ఉపయోగించుకోవడానికి అమెరికాకు గల హక్కును ఉపసంహరించుకొనగలమనే సూచన ఏదీ పోర్చుగీసు ప్రభుత్వం నుండి తనకు చేరలేదని ఆయన వివరించారు.

నౌకపై కంట్రోల్‌ను తిరిగి తాము వహించగోరుతున్నామనే కోరికను పోర్చుగీసు ప్రభుత్వం తన రాయబారి ద్వారా తెలియజేసిందనీ, నౌకలోని అమెరికన్ ప్రయాణీకుల, తదితర ప్రయాణీకుల క్షేమాన్ని గురించే తాపత్రయ పడుతున్నామనీ, ప్రెసిడెంట్ కెన్నడీ పేర్కొన్నారు.

ఆ నౌకపై తనకుగల హక్కులను తిరిగి పొందటానికి పోర్చుగీసు ప్రభుత్వం అభిలషిస్తున్నదనే సంగతి తనకు తెలుసుననికూడా ఆయన అన్నారు.

విదేశాలలోని అమెరికన్ సైనికుల కుటుంబాలు

విదేశాలలోవున్న అమెరికన్ సైనికుల కుటుంబాల ప్రయాణాలపై యింతవరకు వున్న నిర్బంధాలు తొలగించబడగలవని ప్రెసిడెంట్ కెన్నెడీ విశదీకరించారు. ఈ నిర్బంధాలు ఐసెన్‌హోవర్ ప్రభుత్వం చివరి రోజులలో విధించబడ్డాయి.

అమెరికాలో నిరుద్యోగం అదే పనిగా కొనసాగుతున్న ప్రాంతాలలో ఆహారపదార్థాల పంపిణీకి అయిదుప్రయోగాత్మక పథకాలను అమలు జరుపదలచుకున్నామని ప్రెసిడెంట్‌కెన్నెడీవివరించారు.

క్రుశ్చెవ్‌రాక

వచ్చేనెలలో మిత్రరాజ్యసమితిజనరల్ అసెంబ్లీ సమావేశానికి సోవియట్ ప్రధాని శ్రీ క్రుశ్చెవ్ రాదలడుకున్నదీ, లేనిదీ, తనకు తెలియదనికూడా ఆయన పేర్కొన్నారు.

మంత్రివర్గ పక్షంవారి సమావేశం

:x:

రిక్విజిషన్ ఫలితంగా ఏర్పడిన పరిస్థితుల పరిశీలనకై నేడే ఏర్పాటు

(ఆంధ్రప్రభ విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 2:—

లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ సమావేశం జరపాలని కోరుతూ 148 మంది శాసనసభ్యులు సమర్పించిన రిక్విజిషన్ నోటీసుఫలితంగా ఏర్పడిన పరిస్థితిపై చర్చించడానికి మంత్రివర్గంపక్షంవారు రేపు సమావేశం కానున్నారు.

రిక్విజిషన్‌పై ముఖ్యమంత్రి అనుసరించవలసిన విధానం గురించి మంత్రివర్గ పక్షంవారిలో అనేక సూచనలు చేస్తున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముందుగానే లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అప్పటికి ఇప్పుడున్న కార్యవర్గం సైదొలగవలసి ఉన్నందున సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్తకార్యవర్గాన్ని ఏర్పాటు చేసినపక్షంలో రిక్విజిషన్ నోటీసులక్ష్యం నెరవేరగలదని కొందరు భావిస్తున్నారు.

శ్రీ సంజీవయ్య ఏర్పాటుచేసిన లెజిస్లేచర్ పార్టీ కార్యవర్గాన్ని రద్దుచేసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేయాలని 148 మంది శాసనసభ్యులు తమ రిక్విజిషన్ నోటీసులో విజ్ఞప్తి చేశారు.

తనపట్ల విశ్వాసాన్ని ప్రకటించవలసిందిగా శాసనసభను ముఖ్యమంత్రి కోరాలని, ఆతరువాత శాశ్వతంగా ఎలాంటి విభేదాలులేకుండా మంత్రివర్గాన్ని పునర్నిర్మాణం చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.

బయటివారి జోక్యంలేనిపక్షంలో ఇప్పుడున్న వివాదాన్ని తేలికగా పరిష్కరించుకోవచ్చుని ముఖ్యమంత్రి అనుయాయులు భావిస్తున్నారు.

హైదరాబాదుకు ప్రధాని నెహ్రూ వచ్చినప్పుడు స్త్రీ శాసనసభ్యురాండ్ర ప్రతినిధివర్గాన్ని కలుసుకోడానికి అంగీకరించారు.

శ్రీ సంజీవయ్య మంత్రివర్గంపై ఒక ఆరోపణల పత్రాన్ని తయారుచేసి ప్రధాని నెహ్రూ, కాంగ్రెసు అధ్యక్షునకు రిక్విజిషన్ నోటీసుపై సంతకాలుచేసిన శాసనసభ్యులు పంపినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

కాని సంతకాలు చేసినవారిలో కొందరు మంత్రివర్గ పక్షంలో చేరిపోయినారని అధికారపక్షంవారు చెపుతున్నారు. ఈవిధంగా తమ అభిప్రాయాలను మార్చుకొన్నవారిపేర్లను రేపటి సమావేశంలో ప్రకటిస్తారని తెలుస్తున్నది.

కాకినాడలో స్త్రీ హత్య

(మన విలేఖరి)

కాకినాడ, ఫిబ్రవరి 2:—

పెదపాటి సత్యవతి అనే పాతిక సంవత్సరాల యువతి ఇక్కడ దారుణంగా హత్య చేయబడింది. మూసివేసిన గదితలుపులసందునుంచి బయటకు రక్తం ప్రవహిస్తూ వుండటం చూసి, పెదపాటి సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు రిపోర్టు చేశాడు. పోలీసులు వచ్చి గది తలుపులు తెరవగానే రక్తపు మడుగులో ఆమె మృతకళేబరం కనుపించింది.

ఇంట్లో వాడుకొనే కత్తితో ఆమె భర్త శ్రీరామారావు ఆమె మెడను నరికివేసినట్లు ఆరోపించబడింది. డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ గజపతిరాజు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఉక్, సబ్‌ఇన్‌స్పెక్టర్లు వాయునందనరావు, రామకృష్ణారావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ రామారావును కస్టడీలోనికి తీసుకొన్నారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు.

తాజా వార్తలు

పారిస్, ఫిబ్రవరి 2.—

ఫ్రెంచి పేరాచూట్ దళాల అధికారి కల్నల్ రోజర్ ట్రింక్వియర్ కటాంగా రాష్ట్రంలోని సైనిక దళాలకు కమాండర్ పదవిని స్వీకరించడానికి అంగీకరించినట్లు నేడు ఇక్కడ తెలియవచ్చినది. ప్రెసిడెంట్ షోంబీ ఆహ్వానంపై ఇటీవల ఇతడు ఎలిజబెత్‌విల్లి వెళ్లి, నేడే పారిస్ తిరిగి వచ్చాడు.

• • •

జకార్తా, ఫిబ్రవరి 2:—

పశ్చిమ ఇరియన్ ద్వీపానికి తమ అనుమతి లేనిదే సమితి పరిశీలక వర్గం వచ్చినచో అది చట్టవిరుద్ధంగా పరిగణించగలమని ఇండొనీషియా విదేశాంగమంత్రి డాక్టర్ సుబాంద్రియో ప్రకటించారు.

• • •

గొన్‌డన్, ఫిబ్రవరి 2:—

బ్రిటిష్ ప్రధాని హెరాల్డ్ మాక్మిలన్ ఏప్రిల్ 3 వ తేదీన వాషింగ్టన్‌లో ప్రెసిడెంట్ కెన్నెడీని కలుసుకొంటారని అధికారికంగా నేడు ఇక్కడ ప్రకటించబడినది.

• • •

లాస్‌ఏంజలెస్, ఫిబ్రవరి 2:—

హొనోలూలు నుంచి లాస్‌ఏంజలెస్‌కు 4 గంటల 16 నిమిషాలలో ప్రయాణంచేసి పాన్ అమెరికన్ విమాన సంస్థకు చెందిన ఒక జెట్ విమానం వేగంలో కొత్త ప్రమాణాన్ని స్థాపించింది.

• • •

లక్నో, ఫిబ్రవరి 2:—

ఉత్తర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి శ్రీ సి. బి. గుప్తస్థానంలో రాష్ట్ర మాజీ ఆహారమంత్రి శ్రీ అగ్మో మన్ సింగ్‌నేగి నియమింపబడుతారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెసులోని ఉభయవర్గాల నాయకులు శ్రీ నేగిని అధ్యక్షపదవికి ఏకగ్రీవంగా ఆమోదించారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 2:—

నేటి ఓపెనింగ్	32.01
నేటి క్లోజింగ్	32.12

హామర్‌షెల్డ్ సూచనపై భద్రతాసంఘం చర్చ

మిత్రరాజ్య సమితి కార్యాలయం, ఫిబ్రవరి 2:—

కాంగోలో అంతర్యుద్ధ ప్రమాదాన్ని తగ్గించడానికి కాంగోలీస్ సైన్యానికి రాజకీయాలతో సంబంధంలేకుండా చేయాలని మిత్రరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ చేసిన ప్రతిపాదనపై నేడు భద్రతా సంఘం చర్చ ప్రారంభించింది.

కాంగోలీస్ జాతీయ సైన్యంలో ఏర్పడిన ప్రత్యర్థి వర్గాలమధ్య పోరాటాలకు స్వస్తిచెప్పే నిమిత్తం కాంగోలో తన కివ్వబడిన అధికారాలను మరింతగా బలపరచవలసిందిగా శ్రీ హామర్‌షెల్డ్ నిన్న భద్రతాసంఘాన్ని కోరారు.

తిరిగి కసావుబూ విజ్ఞప్తి

కాంగోలో మిత్రరాజ్య సమితి ముఖ్య ప్రతినిధిగా వుంటున్న శ్రీ రాజేశ్వర్ దయాల్‌ను సమితికి పిలిపించుకొనవలసిందిగా మహాకాశారి కోరుతూ కాంగోలీస్ ప్రెసిడెంట్ కసావుబూ సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌కు ఒక కేబుల్‌ను పంపినట్టు నేడిక్కడ ప్రకటించబడింది.

వివాహం

మద్రాసు, ఫిబ్రవరి 2:—

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మేనేజరు శ్రీ ఎస్. వి. స్వామి కుమారుడు శ్రీ వి. విశ్వనాథన్‌కు, సుకుమార్ అండ్ కంపెనీకి చెందిన శ్రీ ఎస్. సుందరంకుమార్తె సౌభాగ్యవతి రాజంకు నేడు మద్రాసు లాయిడ్స్‌రోడ్డులోని 'సత్యగృహ'లో అతివైభవంగా వివాహం జరిగింది.

(1 వ పేజీ తరువాయి)

భూమి నూటికి 3.7 వంతులు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 18.5 వంతులు, మహారాష్ట్రలో ఎనిమిది వంతులు ఉన్నదని మైసూరు ప్రభుత్వం పేర్కొన్నది.

కృష్ణానదీ జలాలను ఉపయోగించుకొని మైసూరు ప్రాంతంలో నిర్మించడానికి వీలున్న ప్రాజెక్టు వివరాలను కూడా అందజేశారు. 11,300 కోట్ల ఘనపుటడుగుల కృష్ణనీటిని ఉపయోగించుకొని తమ రాష్ట్రంలో 61.1 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలను కలిగించవచ్చని మైసూరు ప్రభుత్వం తనవాదనలో పేర్కొన్నది.

కుష్టు సమస్త మహావ్యాధులకు! బొల్లి మొదటి నెలలో 40% నివారణ!!! 10% నివారణ!!
లెప్రిసిన్ అమోఘ ఔషధము!!!
వివరములకు: గ్రంధే రఘురామ గుప్త
అమరజ్యోతి ప్రాడక్ట్స్

చిత్తూరుకు ముఖ్యమంత్రి రాక

చిత్తూరు, జనవరి 30 :— ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ సత్యనారాయణరాజు ఈ మధ్యాహ్నం చిత్తూరుకు వచ్చారు. జిల్లాకాంగ్రెసు అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ కట్టా ఆదికేశవులు శ్రీ అంజనేయులు నాయుడు, పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస అయ్యంగారు, శ్రీ వెంకట కృష్ణమనాయుడు వారికి పూలమాలలు వేసి, స్వాగత మిచ్చి వూరేగింపుగా తీసుకువెళ్ళారు. వేలాది జనులు వచ్చి మంత్రులను చూచారు.

మాక్మిలన్ వాషింగ్టన్ ప్రయాణం

మార్చిలో సంభవమట

లండన్, ఫిబ్రవరి 1 — ప్రెసిడెంటు కెన్నెడీని కలుసుకొనడానికి బ్రిటిష్ ప్రధాని మాక్మిలన్ వాషింగ్టనుకు ప్రయాణమై పోగలరని నేడిక్కడ దబ్బున్న వర్గాలు ప్రకటించారు. మార్చి ఎనిమిదవ తేదీన ప్రారంభమయ్యే కామన్వెల్తు ప్రధానుల సమావేశం అనంతరమే మాక్మిలన్ వాషింగ్టన్‌కు ప్రయాణమై పోగలరని తెలుస్తున్నది.

కానీ, మార్చినెలకు ముందుగానే వాషింగ్టన్‌కు రావలసిందని కెన్నెడీ ఆహ్వానించే పక్షములో మాక్మిలన్ ఈ సూచనను ఆమోదించే అవకాశం వుంది.

కృష్ణాజిల్లా దివితాలూకా జయపురం గ్రామంలో శ్రీ కొత్త సంగయ్య మెమోరియల్ పార్కుకు దేవాదాయశాఖామాత్యులు శ్రీ కల్లూరి చంద్రమౌళి ప్రారంభోత్సవం జరిపిన చిత్రం.

కీన్యాటా అహింసావాదిగా మారాడా?

తమకా వైనంతెలియదని బ్రిటిష్ కలోనియల్ కార్యాలయ ప్రకటన

లండన్, జనవరి 31:— మావ్‌మావ్ ఉద్యమ నాయకుడనే ఆరోపణపై శిక్షించబడి ఉత్తరకీన్యాలోని మారుమూల ప్రాంతానికి ప్రవాసం పంపబడిన శ్రీ జోమో కీన్యాటా బుద్ధుని ఉపదేశాలను చదివి అహింసా సిద్ధాంతవాదిగా మారినట్లు వైనం తమకు తెలియదని బ్రిటిష్ కలోనియల్ కార్యాలయం ప్రకటించింది.

ఇండియాలోని ఆప్తస్నేహితులనుంచి బౌద్ధమతంపైన, గాంధేయతత్వం పైన కల గ్రంథాలను తెప్పించుకొని చదివి, శ్రీ కీన్యాటా అహింసావాదిగా మారాడని ఒక బ్రిటిష్ పత్రిక కీన్యాలోని భారతీయవర్గాలను పేర్కొంటూ ప్రకటించింది.

శ్రీ కీన్యాటా కుమార్తె మార్గరెట్ నిన్న ఈవార్త నిజంకాదనే తను తలపోస్తున్నాననది.

కాంగ్రెస్ శ్రేయస్సుకు భిన్నమైన చర్యలు

నిప్పుతో చెలగాటంవంటిదని శ్రీ అల్లూరి హెచ్చరిక

రాజమండ్రి, జనవరి 29 :— "హరిజన సభ్యుడయిన శ్రీ డి. సంజీవయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంవల్ల 'దేశంమొత్తంలోనూ ఆంధ్రులకు ప్రత్యేక కీర్తి ప్రతిష్ఠలు దక్కాయి. కాని వారిద్రోహాత్మకంగా ఆంధ్రులకు దక్కిన కీర్తిప్రతిష్ఠలను గంగపాలుచేసి, కాంగ్రెస్ శ్రేయస్సుకు ముప్పువాటిల్లచేసే కొందరి చర్యలు నిప్పుతో చెలగాటంవంటిదని హెచ్చరిస్తున్నాను" అని రాష్ట్ర పబ్లిక్‌వర్క్సుశాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు బహిరంగసభలో అన్నారు.

రాష్ట్ర కాంగ్రెసులో అనైక్యత కారణంగా ఒకప్పుడు కాంగ్రెసు పతనం చెందింది. మళ్ళు ప్రయాస, త్యాగంతో తిరిగి కాంగ్రెసు పార్టీ కోల్పోయిన కీర్తిప్రతిష్ఠలు సంపాదించుకుంది. ఈవిషయాన్ని ఆంధ్రులందరూ జ్ఞాపకం తెచ్చుకోవాలని మనవిచేస్తున్నానని కూడా మంత్రి శ్రీ అల్లూరి అన్నారు.

"శరీరదార్ఢ్యాన్ని పెంపొందించుకోవాలి"

అమెరికన్ ప్రజలకు కెన్నెడీ విజ్ఞప్తి

వాషింగ్టన్, జనవరి 31:— ప్రపంచమంతటా నేడున్న అత్యంతప్రమాదకరపరిస్థితులలో అమెరికన్ ప్రజలు తమ వారిని రక్షించుకోడానికి శారీరక దార్ఢ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రెసిడెంట్ కెన్నెడీ నేడు విజ్ఞప్తి చేశారు. టెలివిజన్ గోష్ఠిలో ప్రసంగిస్తూ యూరప్‌ఖండ వాసులతో పోల్చినప్పుడు అమెరికన్ ప్రజల శారీరక దార్ఢ్యము తగ్గినట్లు యిటీవల పరిశీలనలవల్ల తేలినదని ఆయన అన్నారు.

అమెరికానుసర్వనాశనంచేయాలని అవకాశంకోసం కాచుకొని ఉన్న శత్రువులు నేడున్నారని, ఈ పరిస్థితులలో శరీరబలాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. సౌఖ్యవంతమయిన జీవితానికి అమెరికన్ ప్రజలు అలవాటుపడుతున్నారని ఇది ప్రమాదకరమని కెన్నెడీ హెచ్చరించారు.

అమెరికన్ ప్రజల శారీరక దార్ఢ్యము రానురాను తగ్గిపోవుచున్నదని ఇటీవల వ్రాసిన ఒక వ్యాసంలో ప్రెసిడెంట్ కెన్నెడీ హెచ్చరించారు.

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్సుపోర్టు కార్పొరేషన్.

దిగువ పనికి సీల్డు టెండర్లు 15—2—61 మ. 12 గం. వరకు దిగువ ఆఫీసులో తీసుకొనబడి అదేరోజు సా. 3—30 గం. లకు తెరువబడును.

1. కంట్రాక్టర్లవద్దనున్న సి. 42 స్పెసిఫికేషన్ ప్రకారం — రీన్‌ఫోర్సుమెంటు, సిమెంటు కంప్లీటుగా డిస్కులతో రిక్వెస్టు స్టాపులు, స్టేజి పోల్సు తయారుచేయుటకు (900 స్టేజి పోల్సు, 100 రిక్వెస్టు స్టాపులు)

సుమారు కావలసినవి — 1000.

కాలిక్యులేషన్ యూనిట్ రేటు: ఇ

ధరావతు సొమ్ము రు. 300—

ధరావతు సొమ్ము ముషీరాబాద్ ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. చీఫ్ అకౌంట్సు ఆఫీసరు వద్ద చెల్లించి సదరు రశీదు టెండరుతో జతపరచి పంపవలెను.

ఎట్టి కారణములు తెలుపకుండనే ఏ టెండరును గాని అంగీకరించుటకు, నిరాకరించుటకు కార్పొరేషనుకు హక్కు కలదు. తక్కువ టెండరును అంగీకరింపవలసిన బాధ్యత కార్పొరేషనుకులేదు. టెండరు ఫారములు ఒక్కొక్కదానికి రు. 5— చెల్లించి (వాపసు చేయబడదు) పొందవచ్చును. టెండరు ఫారములు ఆఫీసు వేళలలో ముషీరాబాద్, ఎగ్జిక్యూటివ్ యింజనీరు నుండి పొందవచ్చును.

గురు ప్రసాద్,
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

టెండరు

మచిలీపట్నం మునిసిపాలిటి

ఈ క్రింద ఉదహరింపబడినపనికి నిర్ణీత ఫారముతో సీలువేసిన టెండర్లు కమీషనరుగారిచే గాని వారివల్ల అధికారము పొందినవారిచేకాని, తే 17—2—61 వ తేదీ సాయంత్రం 3 గంటలలోపల తీసుకొనబడును. వారిచేగానీ, వారిచే అధికారమియ్యబడిన వారిచేగానీ, సదరు టెండర్లు అదేరోజు సాయంత్రము 3—30 గంటలకు హాజరైవున్న టెండరుదార్ల ఎదుట తెరువబడును.

టెండరు ఫారము తే. 16—2—1961 వ తేదీ 4 గంటల లోపల రూ. 2—04 లు కట్టి మున్సిపలు సివిలు ఇంజనీరుగారి ఆఫీసునుండి పొందవలెను.

1. పట్టణములోని తాత్కాలిక బహిరంగ కుళాయిలకు పైపు, డిజైను, ప్రకారము ఇటుక తిమ్మలు కట్టుట మరియు పైపు డిజైను ప్రకారము 6 అంగుళములు వెడల్పున మురుగు కాలువలు కట్టుట.

ఎస్టిమేటు మొత్తం రూ. 12,180 లు.
టెండరు ధరావతు. 609 లు.

మున్సిపల్ సివిల్ ఇంజనీరు, ఫర్ కమీషనర్.

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
64 పేజీలు 8-2-61 25 న. పై.

మగిడిరాడు, మరపురాడు, మల్లినాథుడు .... రాపూరు
పసిడి మువ్వలు - పారాణి : కథ .... నటరాజ రామకృష్ణ
రావి చెంత బావి : కథ .... వీరాజీ
భూమి గుండ్రం కదూ : కథ .... వాకాటి పాండురంగారావు
పరికల్పం—నవల .... కందుకూరి లింగరాజు
లోకాలోకనం .... శార్వరి
అవీ, ఇవీ కబుర్లు .... ప్రవీణ్

ప్రమదావనం
ప్రిన్స్ ఫిలిప్ .... మాలతీ చందూర్
శ్రీశైల యాత్ర .... యస్. బుల్లెమ్మాయి
జవాబులు ....

చిత్రప్రభ
శ్రీ రమణమూర్తి .... పరిచయం
చిత్ర లోకంలో....కవితాచిత్ర,ఎం.ఎం. పిక్చర్స్, దేశద్రోహులు, కన్నకొడుకు
ఉషా పరిణయం .... చిత్ర సమీక్ష

బాలప్రభ
గాలి బుడగ — గేయం .... కవిరావు
వెన్నదొంగ — నాటిక .... చింతా హేమలత
పాము - ప్రేమ — కథ .... శివకోటి

మధ్య పేజీలలో
ఎం. ఎం. పిక్చర్స్, 'అతకని బతుకులు' చిత్రంలో జమున
— ముఖ చిత్రం —
వెంకటసాయి ఫిలిమ్సు వారి "మాయా మశ్చీంద్ర"లో
పద్మినీ ప్రియదర్శిని

అఖిలభారతీయ సాహిత్యకార్ సంఘ స్థాపన

ఢిల్లీ, జనవరి 30 :— దేశవ్యాప్తంగా రచయితలలో భారతీయ ప్రవృత్తిని ప్రచారం చేస్తూ సజాతీయమైన రచనలను వ్యాప్తిలోనికి తీసుకొని వచ్చే ఉద్దేశ్యంతో, ఢిల్లీలో అఖిల భారతీయ సాహిత్యకార్ సంఘం తాత్కాలిక కార్యవర్గం ఏర్పాటుచేయబడింది. ఆంధ్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజాస్థాన్, పంజాబ్, ఢిల్లీలకు చెందిన పలువురు రచయితలు జనవరి 14, 15 తేదీలలో ఢిల్లీలో సభలు జరిపారు.

ప్రముఖ హిందీ నవలా రచయిత శ్రీ గురుదత్ అధ్యక్షత వహించారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయ హిందీ ప్రొఫెసర్ డాక్టర్ విజయేంద్రస్నాతక్ ఉపన్యసిస్తూ భారతీయ సాహిత్యంలో సాత్విక ప్రవృత్తి పెంపొందించే రచనలఆవశ్యకత నేడు అత్యధికంగా వున్నదన్నారు. మానవత్వపు విలువలను బహిరంగ పరచే విధంగా రచనలను సాగించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ రచయితల సమితి కార్యదర్శి శ్రీ మన్నవ గిరిధరరావుగారు ఉపన్యసిస్తూ నేటి నౌకబారు సాహిత్యానికి మూలకారణం జీవిత పరమావధిని గూర్చి రచయితలలో నవ్యమైన దృక్పథం లేకపోవడమేనని అన్నారు.

ఈ క్రింది సభ్యులతో అఖిల భారతీయ తాత్కాలిక కార్యవర్గం ఏర్పరచ బడినది.

కన్వీనర్: శ్రీ మోహన్‌లాల్ శ్రీవాత్సవ, ఢిల్లీ, జాయింట్ కన్వీనర్ శ్రీ భండారు సదాశివరావు, ఆంధ్ర.

సభ్యులు: శ్రీ బాలేంద్రప్రసాద్ వ్యాస్, లక్నో, శ్రీ ప్రొఫెసర్ గిరీశ్‌చంద్రమిశ్ర యు. పి. ప్రొఫెసర్ నరేంద్ర, పంజాబ్, శ్రీ మన్నవ గిరిధరరావు, గుంటూరు, డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచారి, హైదరాబాదు, శ్రీ గురుదత్, ఢిల్లీ, శ్రీ సీతారామగోయల్, ఢిల్లీ, శ్రీ హరిభావుజోషి ఎం. ఎల్. ఏ. మధ్యప్రదేశ్, శ్రీ పరమేశ్వర్,

ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలో భారతీయ రచయితల సమితులు ఇప్పటికే పనిచేస్తున్నాయి. త్వరలో దేశంలోని వివిధ ప్రాంతాలలో శాఖలు స్థాపించాలని నిర్ణయం జరిగింది.

బస్తర్ మహారాజా నిర్ణయానికి శ్రీ కట్జూ సంతసం

భోపాల్, జనవరి 31 :— బస్తర్‌మహారాజా తాను మధ్యప్రదేశ్ లోనికి ప్రవేశించనని నిన్న ప్రకటించిన విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి విలేఖరులు తీసుకురాగా, ఆయన ''మహారాజానిర్ణయంపట్ల'' హర్షాన్ని వెలిబుచ్చారు. ఈవిధంగా చేయవలసినదిగా తాము మహారాజాకు యిదివరకే సలహాయిచ్చామని, ఆయన దీనిని ఇప్పుడైనా పాటించడం మెచ్చుకోదగ్గ విషయమని ముఖ్యమంత్రి శ్రీ కట్జూ అన్నారు.

బంజరు భూముల సర్వే సంఘం

గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన

ఢిల్లీ, జనవరి 31:— దేశంలో సాగుకు యోగ్యమైన బంజరు భూములను సర్వేచేసి వ్యవసాయానికి లాయకీగా తయారుచేయటంకోసం నియమించిన సంఘానికి లోగడ నిర్ణయించిన గడువును 1961 మార్చి వరకు మరొక మూడుమాసాలు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

పంజాబ్, పశ్చిమ బెంగాల్ బీహార్ మైసూరు రాష్ట్రాలలో గల బంజరు భూములపై ఈ సంఘం ఇదివరకే తన నివేదిక సమర్పించింది. మధ్యప్రదేశ్ కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన నివేదికను ప్రస్తుతం ఈ సంఘం తయారుచేస్తున్నది.

మిగిలిన రాష్ట్రాలు తగినంత సహకారం అందించని కారణంగా వాటిని గురించి ఈ సంఘం నివేదిక సమర్పించబోవటంలేదని తెలుస్తున్నది. అయితే ఈ సంఘం మిగిలిన రాష్ట్రాలను గురించి కూడ విలువైన సమాచారం కొంత సేకరించినదనీ, ఆ సమాచారాన్ని ప్రత్యేకంగా ఒకనివేదికలో తెలుపుతుందని తెలుస్తున్నది.

సర్వోదయ మేళాకు శ్రీ నెహ్రూ సందేశం

తిరువేంద్రం, జనవరి 30:— కన్యాకుమారిలో జరుగనున్న సర్వోదయ మేళాకు ప్రధాని శ్రీ నెహ్రూ ఒకసందేశం పంపుతూ దేశంలో విచ్ఛిన్నకరశక్తులు అడ్డువస్తున్న ఈ తరుణంలో ఐకమత్యం, సౌదరభావం భారతదేశానికి ఆత్యావశ్యకాలని ఉద్ఘాటించారు.

ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జాతీయైక్యతను ప్రజలకు ప్రబోధింపటంలో ఈ మేళా విజయవంతం కాగలదని ఆశిస్తున్నట్లు ఒక సందేశం పంపారు.

కామన్వెల్తు దేశాలమధ్య టెలి కమ్యూనికేషన్ సంబంధాలు

పది సంవత్సరాలలో ఎనిమిదికోట్ల పౌండ్ల ఖర్చుతో ఏర్పాటు

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, జనవరి 31 :— కామన్వెల్తు దేశాలన్నిటితోను టెలికమ్యూనికేషన్ సంబంధాలను ఏర్పాటుచేయడానికి అమలు జరిపే పథకానికి అయ్యే ఎనిమిదికోట్ల పౌండ్ల ఖర్చులోను ఇండియా ఎనిమిది వంతుల వరకు భరించవలసి వుంటుంది. ఈ పథకం పది సంవత్సరాలలో పూర్తి అవుతుంది.

అట్లాంటిక్ మీదుగా బ్రిటన్, కెనడాలకు సబ్‌మెరీన్ కేబుల్‌ద్వారా ఈ సంవత్సరమే వార్తా సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు. ఆతరువాత ఆస్ట్రేలియా, న్యూజిలాండు, కెనడాలకు టెలికమ్యూనికేషన్ సంబంధాలు 1964 నాటికి పూర్తి అవుతాయి. ఇదిపూర్తి అయిన తరువాత ఇతర కామన్వెల్త్ దేశాలతోటి వార్తా సంబంధాలు పూర్తిఅవుతాయి.

ఈ పథకానికి ఖర్చు అయ్యే మొత్తంలో సగం వంతు బ్రిటన్ భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఇతర కామన్వెల్త్ దేశాలు భరిస్తాయి. కామన్వెల్త్ దేశాలమధ్య ఏర్పాటుచేసే టెలికమ్యూనికేషన్ వార్తా సంబంధాలను ఒకేవ్యవస్థ క్రింద పరిగణిస్తారు.

కేరళకు రెండు విశ్వవిద్యాలయ కేంద్రాలు

తృతీయ ప్రణాళికాకాలంలో

కాలికట్, జనవరి 30 :— తృతీయ ప్రణాళికా కాలంలో కేరళకు రెండు విశ్వవిద్యాలయ కేంద్రాలు ఏర్పడబోతున్నవి.

వీటి రెంటిలో ఒకదానికి కేరళ ముఖ్యమంత్రి శ్రీ థాణుపిళ్లె నేడు పయ్యనాడ్‌వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రం విస్తీర్ణం 200 ఎకరాలు ఉంటుంది. దీనికి రు. 21 లక్షలు ఖర్చు అవుతుంది

పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను పరిశోధనా కృషిని విశ్వవిద్యాలయ పర్యవేక్షణ క్రింద ఉంచటమే ఈ కేంద్రం లక్ష్యం.

రెండవ కేంద్రం ఎర్నాకులంలో ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాలలో విద్యార్థుల విద్యా సాంస్కృతిక కార్యకలాపాలకు సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.

ముఖ్యమంత్రి శ్రీ థాణుపిళ్లె ఈ సందర్భంలో ప్రసంగిస్తూ, ఉపాధ్యాయులు నేడు చిత్తశుద్ధితో వ్యవహరింపటం లేదని, వారిని తయారు చేస్తున్న విశ్వవిద్యాలయాలే దానికి బాధ్యత వహించాలని వున్నదని అన్నారు.

షెడ్యూలు కులాల శాసనసభ్యుల సభ

రైలు టికెట్ చార్జీ తగ్గింపు: కార్యదర్శి ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 1:— ఇక్కడ జరుగనున్న అఖిల భారత షెడ్యూలు కులాల జాతుల శాసన సభ్యుల సభకు హాజరయే షెడ్యూలు కులాల జాతుల శాసన సభ్యులకు రైల్వే బోర్డు టికెట్‌కయే ఖర్చులో కొంత తగ్గిస్తుందని కార్యదర్శి శ్రీ జె. బి. ముత్యాలరావు ప్రకటిస్తున్నారు.

సమావేశం జరిగేచోటుకి 160 కిలోమీటర్ల (100 మైళ్ళు) దూరం నుంచి వచ్చే శాసన సభ్యులకు కన్‌వెన్షన్ కార్యదర్శి ఈ సందర్భంలో ఇచ్చిన సర్టిఫికేటు చూపినమీదట ఈ సౌకర్యం లభించగలదు.

భారత సేవక్ సమాజ్ ప్రాంతీయ శిబిరనిర్వాహకుల సదస్సు

సంగారెడ్డిలో ప్రారంభం

హైదరాబాద్, జనవరి 31: — భారత సేవక్ సమాజ ప్రాంతీయ శిబిర నిర్వహణాధికారుల సదస్సు నిన్న ఇక్కడకు 32 మైళ్ళ దూరంలోగల సంగారెడ్డి వద్ద ప్రారంభోత్సవం జరిగింది. ఈసదస్సు నాలుగు రోజులు జరుగుతుంది.

కేంద్ర భారతసేవక్ సమాజ యువజన సేవా కార్యక్రమ శిబిరం కార్యదర్శి మేజర్ టి. రామచంద్ర ఈసదస్సుకు దర్శకుడు. ఫిబ్రవరి రెండవతేదీతో ముగిసే ఈసదస్సుకు సుమారు మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.

హోంమంత్రి శ్రీ నర్సింగరావు, ఆంధ్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, తంతి తపాలాశాఖ అధికారులు, భారతసేవక్ సమాజప్రాంతీయ సమావేశకర్త ఎస్. వి. జగన్నాథ రావు నేడు సదస్సు జరిగే ప్రదేశాన్ని సందర్శించారు. కేంద్ర పౌర విమాన శాఖ ఉపమంత్రి శ్రీ అహమ్మద్ మొహిద్దీన్ ఫిబ్రవరి 4వ తేదీన బొంబాయినుంచి విచ్చేస్తారు.

మహదేవపూర్ బ్లాకు

ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం

హైదరాబాద్, జనవరి 31:— మహదేవ్‌పూర్‌ను సబ్‌తాలూకాగా ఒకనాయబ్ తహసీల్దార్‌తో ఏర్పాటు చేయగలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య మహదేవ్‌పూర్‌లో ప్రిఎక్స్టెంషన్ బ్లాకు ప్రారంభిస్తూ అన్నారు.

మహదేవ్‌పూర్ బ్లాకు రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి ప్రాంతాలతో సరితూగునట్లు చేయుటకు ప్రభుత్వం అన్నివిధాలా తోడ్పడుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి తన ప్రసంగములో అధికార్లను అప్రమత్తులై ప్రవర్తించవలసినదిగాను, తమ బాధ్యతలను గుర్తెరింగి పనిచేయవలసిందిగాను, లేకుంటే దానివల్ల వచ్చే పరిస్థితులకు లోనుకావలసి వస్తుందనీ హెచ్చరించారు.

మహదేవ్‌పూర్ బ్లాకు 1960 అక్టోబరులో మంజూరయింది. ఇక్కడ 107 గ్రామాలు ఉన్నాయి. 27 పంచాయతీలు కలవు. 41,796 మంది జనాభా వున్నారు. 450 చదరపుమైళ్ళ ప్రాంతం.

జిల్లా కలెక్టరు శ్రీ ఎం. ఎం. బేగ్ శాసనసభ్యులు శ్రీ పి. వి. నరసింహారావు, జిల్లా పరిషత్తు చైర్మను శ్రీ జె. చొక్కారావు, శాసనసభ్యులు శ్రీ జి. రాములు ప్రసంగించారు.

శ్రీ యు. శ్రీనివాసరావు స్వాగతవ్యక్తం సమర్పించారు.

శ్రీ మాధవరావు అన్వారీ అస్వస్థత

హైదరాబాద్, జనవరి 30:— హైదరాబాద్ సెంట్రల్ సహకార యూనియన్ అధ్యక్షుడు శ్రీ మాధవరావ్ అన్వారీ నిన్న హృద్రోగంవల్ల కొద్దిగా బాధపడ్డారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వీరిని చేర్చారు. వీరు క్రమంగా కోలుకొంటున్నారు.

ఆంధ్ర విశ్వసాహితీ సమితి

హైదరాబాద్, ఫిబ్రవరి 1:— తెలుగుభాషలో ఉత్తమ గ్రంథాలను ఆంగ్లభాషలోకి తర్జుమాచేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన ఒక సలహాసంఘాన్ని ఆంధ్ర విశ్వసాహితీ అధ్యక్షుడు శ్రీ పోతుకూచి సాంబశివరావు ఏర్పాటుచేశారు. శ్రీయుతులు బి.వి. సుబ్రహ్మణ్యం, రాయప్రోలు శ్రీనివాస్, పి. సూర్యనారాయణమూర్తి, అబ్బూరి రామకృష్ణ రావు, యస్.యం.వై. శాస్త్రి, సుబ్రహ్మణ్యం, ఈఆరుగురు సలహాసంఘ సభ్యులు.

బేసిక్ విద్యా ప్రత్యేక సంఘం

పర్యటన కార్యక్రమం

హైదరాబాద్, ఫిబ్రవరి 1 :— రాష్ట్రప్రభుత్వంచే నియమింపబడిన బేసిక్ విద్యా ప్రత్యేక సంఘం ఈనెలలో మద్రాసు, బీహార్ రాష్ట్రాలను సందర్శిస్తుంది.

ఈసంఘ సభ్యులు ఫిబ్రవరి 6 న మద్రాసుకు వెడతారు. ఫిబ్రవరి 7 న గాంధి గ్రామ్‌లోని సంస్థలను సందర్శిస్తారు. మధురలోని బేసిక్ శిక్షణ పాఠశాల, బేసిక్ పాఠశాలలను చూచి ఫిబ్రవరి 12 కి హైదరాబాద్ చేరుకుంటారు.

ఫిబ్రవరి 12 న వీరు పాట్నాకు బయలుదేరుతారు. తిరిగి ఫిబ్రవరి 25 కి హైదరాబాద్ చేరుకుంటారు.

ఉత్తరహిందూస్థానంనుండి పంచదార దిగుమతి

అరికట్టాలని కేంద్రాన్ని మద్రాసుప్రభుత్వం కోరగలదట

మద్రాసు, జనవరి 31:— మద్రాసు రాష్ట్రంలో పంచదార నిల్వలు ఎక్కువగా ఉన్నందున ఉత్తర హిందూస్థానం నుండి పంచదార దిగుమతులు రాకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరగలమని మద్రాసు వ్యవసాయశాఖామంత్రి శ్రీ భక్తవత్సలం నేడు అసెంబ్లీలో ప్రకటించారు.

ఉత్తర హిందూస్థానం నుండి పంచదార దిగుమతులను అరికట్టని పక్షంలో స్థానిక పంచదార ఫ్యాక్టరీలు నష్టానికి గురికాగలవని ఇటీవల పంచదార ఫ్యాక్టరీ యజమానులు రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంగీత నాటక అకాడమీ కార్యవర్గసభ

హైదరాబాద్, జనవరి 30 :— ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కార్యవర్గ సమావేశం జనవరి 23 న ఆర్. బి. రామకృష్ణరావు అధ్యక్షతన జరిగింది.

ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, ప్రఖ్యాత హార్మోనిస్టు శ్రీ బుద్ధిరాజు శ్రీ రామమూర్తిగార్ల మరణానికి కార్యవర్గం సంతాపం ప్రకటిస్తూ, తీర్మానించారు.

ఆర్థికసంఘానికి సభ్యులుగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారిని, నియమిస్తూ, తీర్మానించింది.

సంగీత నాటక అకాడమీ గ్రాంట్లసంఘం పునర్నిర్మించారు. శ్రీయుతులు టి. శేషాచారి (గౌరవ కోశాధికారి) ఐ. ఎ. ఎస్. కమీషనరుగా శ్రీయుతులు ఎం. ఆర్. అప్పారావు, వింజమూరి వరదరాజయ్యంగార్, కె. వి. సుబ్బారావు, నటరాజ రామకృష్ణ సభ్యులుగా నియమించబడ్డారు.

అనుబంధసంఘాలకు సంబంధించిన నిబంధనలను తయారుచేయవలసిందిగా ఈ సంఘం వారిని కోరారు.

కేంద్ర అకాడమీ వారు తమ సిఫారసులను అంగీకరించి, శ్రీయుతులు స్థానం నరసింహారావు, వేదాంతం సత్యనారాయణ, ముదికొండ వెంకట్రామయ్యర్, ముక్కాంం శర్మ గార్లకు ఈ ఏడాది అవార్డులను యిచ్చినందుకుగాను సంతోషం ప్రకటించారు.

మహబూబాబాద్‌లో మార్కెట్‌కు స్థలం

మహబూబాబాద్, ఫిబ్రవరి 1:— మహబూబాబాద్ పట్టణ సరిహద్దులలోని ఒక అయిదు ఎకరాల స్థలాన్ని రెగ్యులేటెడ్ మార్కెట్‌కు తాత్కాలికంగా నిర్ణయించారు.

బలపాల ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ నియామకం

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి 1:— బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇటీవల ఒక వైద్యుని నియమించారు. గత సంవత్సరం మే నుండి ఈ పోస్టు ఖాళీగా ఉంది. డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవల ఛార్జి తీసుకున్నారు.

పంచాయితీ అధ్యక్షుల ఎన్నికలు

మహబూబాబాద్, ఫిబ్రవరి 1:— ఈక్రింది పంచాయితీ కమిటీలకు అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఈ క్రింద తెలియపర్చిన వారు ఎన్నికైనారు.

గుండ్రాతిరుగుడు శ్రీ రేణికుట్ల వీరయ్య శ్రీ అలూరి వెంకట రామరాజు, నరిసింహులపేట శ్రీ నాయిన్ మనోహరరెడ్డి, శ్రీ జమ్ముల శ్రీనివాస రెడ్డి, మరిపేడ: శ్రీ చిన్నకొరివి వీరయ్య, శ్రీ మందార్‌సాబ్, ఎల్లంపేట: శ్రీ ఎస్. శ్రీహరి శ్రీ గుండా దాశరధి, కే సముద్రం: శ్రీ ఎరసాని రామ్‌రెడ్డి, శ్రీ టి. కిష్టయ్య, శ్రీయుతులు ఎక్కంటి లక్ష్మారెడ్డి, కట్టయ్యగార్ల దుగ్గంటి, నరసంపేట పంచాయితీలకూ శ్రీ వై. పిచ్చిరెడ్డి, ములుగు పంచాయితీకి అధ్యక్షులుగా ఎన్నికైనారు.

టెహరాన్‌లో వేలాది విద్యార్థుల ప్రదర్శనలు

జనరల్ ఎన్నికలు నిలిపివేయాలని నినాదాలు

టెహరాన్, జనవరి 31:— ఇరాక్‌లో ప్రస్తుతం జరుగుచున్న జనరల్ ఎన్నికలను నిలుపుదలచేయాలని కోరుతూ నేడు వేలకొలది విద్యార్థులు టెహరాన్ నగరంలో ప్రదర్శనలు జరపడానికి ప్రయత్నించారు. యూనివర్శిటీ ఆవరణనుండి నగరంలో ప్రభుత్వ వ్యతిరేకప్రదర్శనలు జరపడానికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అటకాయించారు. దీనితో విద్యార్థులు యూనివర్శిటీ ఆవరణలోనే ప్రదర్శనలు చేయవలసివచ్చింది.

ఇరాన్‌మంత్రివర్గం రాజీనామా ఇవ్వాలనీ, నిర్బంధంలో ఉన్న విద్యార్థి నాయకులను విడుదల చేయాలని విద్యార్థులు నినాదా లిచ్చారు.

యుగోస్లావియానుంచి లభించే ఋణం

ప్రైవేట్ రంగంలో వినియోగించే అవకాశం

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ జనవరి 31:— తృతీయ ప్రణాళిక కాలంలో ఇండియాకు యుగోస్లేవియా సహాయం చేయనున్న 15 కోట్ల రూపాయలను ప్రైవేట్ రంగంలో నెలకొల్పే వివిధ పరిశ్రమలకు వినియోగిస్తారని తెలుస్తున్నది. యుగోస్లేవియానుండి 10 నౌకలవరకు కొనుగోలు చేయడానికి భారతీయ పారిశ్రామికవేత్తలకు యుగోస్లేవియా ప్రభుత్వాధికారుల మధ్య సంప్రతింపులు జరుగుతున్నాయి.

ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన యుగోస్లేవియా నుండి ఒక ప్రతినిధివర్గం రానున్నది. యుగోస్లేవియా నుండి దిగుమతి చేసుకొనే యంత్ర పరికరాలు ఆర్థిక సహాయాన్ని వినియోగించేమార్గాలను గురించి వీరు సంప్రతింపులు జరుపుతారు.

రెండు దేశాలమధ్య నెలకొని ఉన్న సన్నిహిత సహకారందృష్ట్యా ఈ అప్పునుపూర్తిగా ఇండియా వినియోగించగలదని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఇండియా యుగోస్లేవియా రెండు దేశాలమధ్య ఎనిమిదికోట్ల రూపాయల మేరకు వర్తకం సాగుతున్నది. రెండుదేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నవి.

ఇండియాకు అవసరమైన యంత్ర పరికరాలు యుగోస్లేవియానుండి దిగుమతి కాగలవు. అట్లే భారతదేశంనుండి ఇనుము మాంగనీస్ ముడి ఖనిజము కాఫీ తేయాకు కొన్ని ఇంజనీరింగు పరికరాలను ఎగుమతిచేసే అవకాశం ఉంది.

యుగోస్లేవియా ప్రతినిధివర్గం ఫిబ్రవరి 9 నుండి వారంరోజులవరకు ఢిల్లీలో గడపిన అనంతరం దేశంలో పర్యటన ప్రారంభించగలదు.

"బ్రిటన్ అణ్వస్త్రాలను విసర్జించాలి"

40 వేల సంతకాలతో ప్రభుత్వానికి లేబర్‌పార్టీ సభ్యుని పిటిషన్

లండన్, ఫిబ్రవరి 1:— బ్రిటన్ అణ్వస్త్రాలను విసర్జించాలనీ, తన భూభాగంలోగల అమెరికన్ విమాన స్థావరాలన్నింటినీ మూసివేయాలనీ కోరుతూ, బ్రిటిష్ పార్లమెంటులోని లేబర్‌పార్టీ సభ్యుడు శ్రీ ఎమ్రిస్ హ్యూగెస్ 40 వేల సంతకాలతో కూడిన ఒక పిటిషనును నేడు కామన్సు సభలో సమర్పించారు.

ఈసంతకాలను యువజన సంఘాలు సేకరించినట్లు ఆయనవెల్లడించారు. శ్రీ హ్యూగెస్ శాంతివాది.

బ్రిటన్ అణ్వస్త్రాలను సమకూర్చుకొంటున్నందువల్ల, అమెరికన్ విమాన స్థావరాలను వుంచుకొంటున్నందువల్ల దేశం అత్యంత ప్రమాదకరపరిస్థితులలో చిక్కుకొన్నదని ప్రపంచంలో మానవ జాతియేనశించి పోయే ప్రమాదం వున్నదనీ ఈ పిటిషన్ పేర్కొన్నది.

కమ్యూనిస్టు పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:— అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ జాతీయ మండలి సమావేశం వచ్చేనెల 15 నుండి 20 వరకు ఇక్కడ జరుగుతుంది. అంతకుముందు ఫిబ్రవరి 9 వ తేదీనుండి 14 వ తేదీ వరకు కేంద్ర కార్యవర్గం సమావేశ మవుతుంది.

ఏప్రిలు నెలలో విజయవాడ లో జరుగనున్న కమ్యూనిస్టుపార్టీ మహాసభకు సమర్పింపవలసిన తీర్మానాలను, వివిధ ఉపసంఘాలు తయారుచేస్తున్నాయి. రాజకీయ తీర్మానాన్ని శ్రీ అజయఘోష్, పార్టీ నిర్మాణ సమస్యలనివేదికను శ్రీ నంబూద్రిపాద్‌లు రూపొందిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

టెండరు నోటీసు

దిగువ పనులకు డూప్లికేటులో సీల్డు టెండర్లు తే. 15—2—61 సా. 4 గం. లోగా చేరునట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గారిచే కోరబడుచున్నవి. మిగతా వివరములు దేవస్థానము సివిల్ ఇంజనీర్‌గారి వద్దనుండి పొందవచ్చును.

వరుస నెం.	ప ని పే రు.	ఎస్టిమేటు విలువ రూ.	ఎర్నెస్టు మని డిపాజిట్టు రూ.	పూర్తిచేయు కాలము	టెండరు డాక్యుమెంట్సు ఖరీదు.
1.	తిరుపతిలో 'ఏ' గ్రేడు స్టాఫ్ క్వార్టర్స్ 3 బ్లాకులనిర్మాణం	ప్రతిది 40,000	ప్రతిది 2,000	6 నెలలు	రు. 2
2.	తిరుపతిలో 'బి' గ్రేడుస్టాఫ్‌కు క్వార్టర్స్—5 బ్లాకులు	ప్రతిది 32,000	ప్రతిది 1,600	6 నెలలు	రు. 2
3.	తిరుపతిలోని స్త్రీల కాలేజికి స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం 3 నంబర్లు.	ప్రతిది 29,600	ప్రతిది 1,500	4 నెలలు	రు. 2

తిరుపతి,
24—1—61.

(సం.) సి. అన్నారావు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

టెండరు నోటీసు

కర్నూలు మునిసిపాలిటీ.

ఈ క్రింద నుదహరింపబడిన పనులకు సీలువేసిన టెండర్లు మునిసిపాలిటీచే సప్లయి చేయబడు నిర్ణీత ఫారములో మునిసిపల్ కమీషనరుగార్కి 1961 సం. ఫిబ్రవరి 14 వ తేదీ సాయంకాలము 4 గంటలవరకు పంపవచ్చును. ప్రతి పనికి సంబంధించిన టెండరు షెడ్యూలు రూ. 1—02 న. పై. కర్నూలు మునిసిపల్ ట్రెజరిలోగాని మనియార్డరు ద్వారా కాని చెల్లించి పొందవచ్చును. వచ్చిన టెండర్లు 14—2—1961 తేదీ సాయంకాలము గం. 4—15 లకు తెరువబడును.

వ.నెం.	ప ని వి వ ర ము	అంచనా మొత్తము. రూ.	టెండరు డిపాజిటు మొత్తము రూ.
1.	కర్నూలు రైల్వేస్టేషన్ గేటునుండి ఐదు రోడ్ల జంక్షను వరకు సిమెంటు కాంక్రీటు రోడ్డువేయుటకు	22,500/—	1121/—
2.	మునిసిపల్ హెల్తు ఆఫీసు మరియు ఇంజనీయరు ఆఫీసు బిల్డింగు కట్టుటకు.	24,050/—	1203/—
3.	3" మరియు 4" మాయత్ వాల్వులు రిఫ్యూకెడ్ కంపెనీలవల్లనే తీసికొనబడును.	2,000/—	100/—
4.	ఫిల్టరు బెడ్లను ఓవరుహాలింగు చేయుటకు.	19,500/—	975/—

ము ఖ్య గ మ ని క :— డిపార్టుమెంటుద్వారా సిమెంటు, స్టీలు సప్లయి చేయబడి మునిసిపల్ ఇంజనీయరు నిర్ణయించిన ఖరీదు బిల్లునుండి మినహాయించబడును.

(2) యం. డి. ఎస్. ఎస్. నిబంధనలకన్నియు బద్ధులై యుండవలెను.

(3) కంట్రాక్టర్లు కౌన్సిలు మధ్య ఏదైన తేడాలు వచ్చేయెడల మునిసిపల్ ఇంజనీయరుగారు చేయు పరిష్కారమునకు బద్ధులై యుండవలెను.

క మీ ష న రు.

టెండరు నోటీసు

పెనుగంచిప్రోలు పంచాయతీసమితి కార్యాలయము.

ఈ దిగువ వివరించిన ఫర్నీచరు సప్లైచేయుటకు సీల్డు టెండరులు, ధరావతు రు. 50 — లతో సహా తే. 11—2—61వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా పెనుగంచిప్రోలు బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరుగారికి పంపవలెను.

టెండరు షరతులు యీ ఆఫీసుకు వ్రాసి తెలుసుకోవలెను.

వ.నం.	వస్తువు పేరు వివరము.	కొలతలు	కావలసినసంఖ్య
1.	మేజా బల్లలు.	4'—6"×2'—6"×2'—6"	6
2.	పైపిష్టు మేజాబల్ల.	4'—0"×2'—3"×2'—2"	1
3.	చిన్న మేజాబల్లలు.	3'—0"×1'—9"×2'—6"	8
4.	ప్రత్యేక కుషన్ కుర్చీ.		1
5.	కుర్చీలు (చేతులవి).		6
6.	పైపిష్టు కుర్చీ.	22" ఎత్తుకలది	1
7.	రికార్డు పెట్టెలు.	2'—9"×1'—6"×1'—6"	8
8.	ట్రంకుపెట్టెలు.		10
9.	గాడ్రెజు లేక డీలక్సు కుర్చీలు.		45
10.	పేలాంతర్లు.		10
11.	పెట్రోమ్యాక్సు లైట్లు.		2
12.	స్టీల్ బీరువాలు.		2
13.	స్టీల్ పెట్టె (క్యాంపులకుపయోగమునకు)		1
14.	రికార్డు ర్యాకులు.	6'—2"×4'—0"×1'—6" (5 అరలతో)	2
15.	పొడుగు బెంచీలు.	6'—0"×15"×1'—6"	2
16.	చిన్న బెంచీలు.	3'—0"×15"×1'—6"	4
17.	చెక్క బీరువాలు.	6'—0"×3'—6"×1'—6"	4
18.	పిజియన్ హోలాలు బీరువా స్టాండుతో సహా 6 హోలాల్సు కలది.	4'—0"×1'—6"×2'—0"	1
19.	ఉత్తరములపెట్టె.	1'—6"×1'—0"×1'—0"	1
20.	నోటీసు బోర్డు.	3'—0"×2'—6"	1
21.	గాడ్రెజు ప్రేస్.		8
22.	వేస్ట్ పేపరు బాస్కెట్టు గాడ్రెజ.		18
23.	తాళములు (గాడ్రెజు) (పెద్దవి).		6
24.	తాళము లు (గాడ్రెజు). (చిన్నవి).		6

(సం.) జె. ఎలీషారావు.
బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు, పెనుగంచిప్రోలు.

మన పంచాయితీలు

సంతమాగులూరు సమితి

నర్సరావుపేట తాలూకా సంతమాగులూరు పంచాయితీ బ్లాకుసమితికి చెందిన కొప్పరపు పాలెములో గ్రామసేవక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఎలుతాపుకు చెందిన 50 మంది శిక్షణ కార్యక్రమములో పాల్గొన్నారు. సమితి వుద్యోగ బృందము, గ్రామస్థుల సహకారముతో రెండు ఫర్లాంగుల పొడవు రోడ్డును శ్రమదానముతో నిర్మించిరి.

ఈ సందర్భములో వ్యవసాయదారులకు వుపయోగకరమగు ప్రదర్శనను సమితి వుద్యోగులు నిర్వహించారు. రాత్రికి సంతమాగులూరు సమితికి అధ్యక్షులు శ్రీ చింతా వీరయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో నాదెండ్ల సమితి అధ్యక్షులు శ్రీ కాసు వెంగళరెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను గురించి అధికాహారోత్పత్తిని గురించి ఉపన్యసించారు.

పొదిలి పంచాయితీ సమితి

పొదిలిబ్లాకు పంచాయితీసమితి ఏరియాలో వ్రప్రథమంగా కురిచేడుకి రోడ్డుకు ఉన్న గురవాయిపాలెం గ్రామంలో సమితి ఎలిమెంటరీ స్కూలు భవనమునకు శ్రీ జి.వి. రామకృష్ణ, నెల్లూరు జిల్లాకలెక్టరు గారిచే పొదిలి బ్లాకు ప్రెసిడెంటు శ్రీ ఎం. రామిరెడ్డిగారు, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు ఎన్. నరేంద్రనాథ్ గారు, ఐ. కాశిరెడ్డి ఎం.ఎల్.ఏగారు మిగతా పంచాయితీసమితి ప్రెసిడెంట్లు చుట్టుపట్ల గ్రామప్రజలు సహకారముతో నైభవోపేతంగా ప్రారంభోత్సవం ఉదయం 9 గంటలకు జయప్రదంగా జరుపబడినది.

చినవోగిరాలలో పంచాయితీభవనాల ప్రారంభోత్సవం

ప్రజా సహకారంతోనూ, ప్రభుత్వ సహాయంతోనూ, స్వంతనిధులతోనూ కృష్ణాజిల్లా చినవోగిరాల పంచాయితీవారు సుమారు 50వేల రూపాయలు పెట్టి చూడముచ్చటగా నిర్మించిన సూర్యావతిగారు అధ్యక్షతవహించారు. గ్రామ మహిళామండలి అధ్యక్షురాలు శ్రీమతి జంధ్యాల లక్ష్మీసుందరంగారు జండా ప్రతిష్ఠాపన చేశారు. పంచాయితీఆఫీసుభవనానికిశాసనసభ్యులు శ్రీవెల్లంకి విశ్వేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. శ్రీ టి. వెంకటేశ్వరరావు అధ్యక్షతవహించారు. జిల్లా పరిషత్ అసిస్టెంటు ఇంజనీరు శ్రీ పి. హనుమంతరావు జండా ఎగరవేశారు.

కశింకోట

అనకాపల్లి తాలూకాలో కశింకోట కేంద్రముగా సహకార సంఘముల పదవీ నిర్వాహకులకు శిక్షణాతరగతులు నడుపబడినవి.

అనకాపల్లి సహకార విద్యాబోధకులు శ్రీ యస్. రామరాజు గారు కేంద్ర నిర్వాహకులుగా ఉన్నారు.

తరగతులు ముగింపు జేసిన సందర్భములో కశింకోట విస్తృత సహకార సంఘ ప్రాంగణము నందువీడ్కోలుసభ జరుపబడినది. ఈసమావేశము నకు విజయనగరం, కేంద్రసహకారబ్యాంకు సహాయకార్యదర్శి శ్రీ యస్. రామారావు బి.ఎ.; బ్లాకు డెవలప్‌మెంట్ఆఫీసరు శ్రీదానయ్యగార్లువిచ్చేసిరి.

విజయనగరం కేంద్ర సహకార బ్యాంకు సహాయకార్యదర్శి, బ్లాకుడెవలప్‌మెంటు అధికారి ప్రసంగించారు.

శ్రీ సి. పి. యస్. శాస్త్రి వందనసమర్పణ చేశారు.

కూచినపూడి పంచాయితీ భవనం శంకుస్థాపన

గుంటూరు జిల్లా పంచాయితీ సమితి అధ్యక్షులు శ్రీ మేడూరి నాగేశ్వరరావుగారిచే కూచనపూడి పంచాయితీ బోర్డు భవనంకు వేదమంత్ర పఠన యుక్తంగా శంకుస్థాపన మహోత్సవం జరిగినది. సభకు మాజీ మంత్రి శ్రీ అనగాని భగవంతరావుగారు అధ్యక్షతవహించారు. స్థానికపంచాయితీ బోర్డు అధ్యక్షులు శ్రీ నవకా కోటయ్యగారు శ్రీ నాగేశ్వరరావు, శ్రీభగవంతరావుగార్లను



నర్సాపురం పంచాయితీ సమితి ప్రారంభోత్సవం చేస్తున్న మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు

భవనాలకు ఇటీవల అతి వైభవంగా ప్రారంభోత్సవాలు జరిగాయి.

శ్రీ బండి వెంకట కృష్ణయ్యస్వాగతమిచ్చి, కృతజ్ఞత తెలియజేశారు.

'శాంతి విహార్' విశ్రాంతి భవనానికి గన్నవరం పంచాయితీసమితి అధ్యక్షులు డాక్టర్ యల్. రాయుడు ప్రారంభోత్సవం చేశారు. శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావు సభకు అధ్యక్షత వహించారు.

ప్రాథమిక పాఠశాలాభవనానికి కృష్ణాజిల్లా పరిషత్తు కార్యదర్శి శ్రీ బి. రామలింగస్వామి ప్రారంభోత్సవం చేశారు. పశ్చిమ కృష్ణా జిల్లా విద్యా శాఖాధికారిణి శ్రీమతి యస్. సీతారామమ్మ జాతీయ పతాక ప్రతిష్ఠాపన చేశారు. శాసన మండలి సభ్యులు శ్రీ పి. శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు.

సమాజకళ్యాణయోజన మాతాశిశు పోషణాలయానికి ప్రదేశ్ సాంఘికసంక్షేమ సలహాసంఘ అధ్యక్షురాలు శ్రీమతి ఎ. శ్యామలాదేవిగారు ప్రారంభోత్సవం చేశారు. శాసనమండలి సభ్యురాజా పుష్పమాలాలంకృతులను గావించి స్వాగతం చెప్పారు. ప్రజలంతా సమైక్యముతో కష్టించి పని చేసి గ్రామ సౌభాగ్యాన్ని చేకూర్చి దేశ కళ్యాణానికి తోడ్పడవలెనని శ్రీ నాగేశ్వరరావు, శ్రీ భగవంతరావుగార్లు వివరించారు. శ్రీ కోటయ్యగారు వందన సమర్పణ గావించారు.

పంచాయతీ ట్రాక్టరు బాడుగ కిచ్చే సదుపాయం

పంచాయతీ పనుల నిమిత్తం కొన్న ట్రాక్టరు బాకీ తీర్మానం నిమిత్తం పంచాయతీ పనులులేని సమయంలో ఆ ట్రాక్టరును బాడుగకు ఉపయోగించి, ఋణతీర్మానానికి అవకాశం కలుగ జేయాలని నిడుబ్రోలు పంచాయతీవారు కోరిన కోర్కెను ఆమోదిస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ నిడుబ్రోలువారి అభ్యర్థనపై జారీ చేయబడిన ఈ ఉత్తర్వుప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పంచాయితీలకు ఈ సౌకర్యం కలుగజేయబడింది.



నర్సాపురం పంచాయితీ సమితి ప్రారంభోత్సవ సందర్భంలో సమితి అధ్యక్షులు శ్రీ చేగొండి హరిబాబు మంత్రులకు స్వాగతపత్రం సమర్పిస్తున్న దృశ్యం.

రైతు రాజ్యం

నల్లగొండజిల్లాకు జీవం పోసే మూసీ ప్రాజెక్టు

రచన:

శ్రీ సి. వి. నరసింహారెడ్డి

(జిల్లా పబ్లిక్ రిలేషన్సు ఆఫీసరు)

స్వాతంత్ర్యానంతరము నల్లగొండజిల్లా అభివృద్ధికై తలపెట్టబడిన ప్రథమసీటి పారుదల ప్రాజెక్టు మూసీ. ఇదిఈజిల్లాలోని ఆహార కొరతగల ప్రాంతాలలో నిర్మించబడుచున్న మధ్యరకపు ప్రాజెక్టు. జనవరి 1954 వ సంవత్సరమున నిర్మాణ కార్యక్రమము ప్రారంభించబడి రెండవ పంచవర్ష ప్రణాళికాంతమువరకు ప్రాజెక్టు సంపూర్ణముగా పూర్తిగావచ్చునని భావించబడుతున్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తరువాత, యున్న నల్లగొండ జిల్లాలో ఈ ప్రాజెక్టును నిర్మించవలయునని నిశ్చయించబడినది. ఈ జిల్లాలో వర్షపాతముకూడ చాలా తక్కువ.

ఆనకట్ట స్థలము

మూసీ ప్రాజెక్టు ఆనకట్ట సూర్యాపేట తాలూకాలో మునగాలపటము, హైదరాబాదు జాతీయ రహదారిపైగల కేటుపల్లవంతెన కుత్తరమున 6 మైళ్ల దూరములో నున్న సోలిపేట వద్ద నిర్మించబడుతున్నది. ఈ ప్రాజెక్టు నల్లగొండ తాలూకాలోని నకరకల్లుకు 8 స్వర మైళ్ల దూరమున మరియు హైదరాబాదునకు 76 మైళ్ల దూరమున గలదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏడుమకాల్వ మూసీ క్రిష్ణా సంగమ ప్రదేశమునకు 24 మైళ్ల ఎగువన మూసీనదిని దాటుచున్నది. అందులకే మూసీ ప్రాజెక్టు ఎక్కువ గ్రామాలకు ఉపయోగింపబడు దృష్టితో ఈ సంగమ ప్రదేశమునకు 40 మైళ్ల ఎగువన సోలిపేటవద్ద నిర్మించబడుచున్నది. మూసీ పుట్టిన ప్రదేశమునుండి ఆనకట్టవరకు 110 మైళ్ల పొడవు. ఇక్కడినుండి 40 మైళ్లు ప్రవహించి మూసీ క్రిష్ణానదిలో కలుస్తుంది. మూసీ నల్లగొండ జిల్లాకు చాల ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణమునకు సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు ఆగునని అంచనా వేయబడినది. సూర్యాపేట, నల్లగొండ, మిరియాల గూడెం తాలూకాలలోని 43 గ్రామాలకు ఇది అన్నపూర్ణ. దీనిద్వార ఇదివరకు బంజరుగానున్న ప్రాంతాలలో 38,000 ఎకరముల భూమి సేద్యమై తద్వార 19,000 టన్నుల ఆహారధాన్యాలు అదనముగా ఉత్పత్తి కాగలవని అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మాణమునకై వెచ్చించిన ధనముపై సుమారు 3.8 శాతము లాభము కలుగును.

ఈ ప్రాజెక్టు మూసీ నదికి అడ్డముగా నిర్మించబడుచున్నది. మూసీ కృష్ణానది తర్వాత నల్లగొండ జిల్లాకు చాల ముఖ్యమైన నది. ఇది కృష్ణా ఉపనదులలో ముఖ్యమైన ఉపనది. మూసీనది హైదరాబాదు జిల్లాలోని అనంతగిరి కొండలలో పుట్టి హైదరాబాదు గుండా నల్లగొండ జిల్లాలో ప్రవేశించి, భువనగిరి, రామన్నపేట, సూర్యాపేట, తాలూకాలగుండా ప్రవహించుచు మిరియాల గూడెం తాలూకాలోని వాడపల్లి అనే గ్రామము వద్ద కృష్ణానదిలో కలియును. ఈ నది మొత్తం నిడివి 150 మైళ్లు. ఆలేరు అను ఉపనది నల్లగొండ తాలూకాలోని చిత్తలూరు గ్రామము వద్ద కలుస్తుంది. ఇక్కడినుండే మూసీనది ప్రవాహము అధికమగును. ఈ ఉపనది మూసీ ప్రాజెక్టుకు ముఖ్యమైన జలాధారము.

మూసీనది నీరును అతి పురాతన కాలమునుండి నీటికాల్వలు, చిన్నచిన్న ఆనకట్టలద్వారా నీటి పారుదలకై ఉపయోగించబడుచున్నది. ఈ నదిపై సుమారు 20 ఆనకట్టలు నిర్మించి వానినుండి తీయబడిన కాల్వలద్వార సుమారు 14,256 ఎకరాల భూమికి నీటిపారుదల సౌకర్యము కల్పించబడుచున్నది. నల్లగొండకు ఉత్తర దిశన సుమారు రెండుమైళ్ల దూరమున నున్న పానగల్లు చెరువు 1124 వ సంవత్సరమున కాకతీయుల కాలములో నిర్మించబడినది. దీని జలాధారము కూడ మూసీ నుండియే కలదు. 1551 వ సంవత్సరమున ఇబ్రాహిం కుతుబ్‌షా పానగల్లు చెరువుకు సక్రమమైన జలాధారము కలిగించు దృష్టితో మూసీ నదికి చిన్న ఆనకట్ట నిర్మించి ప్రత్యేకముగా త్రవ్వించబడిన ఆసఫ్‌నహార్ (కాల్వ) ద్వారా పానగల్లు చెరువుకు నీటివసతి కలిగించినట్లు చరిత్రాధారాలు గలవు.

1908 వ సంవత్సరమున ఈ నదిలో వచ్చిన అధిక వరదలవల్ల 4.25 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించి హైదరాబాదు, సికింద్రాబాదు నగరములు విపరీత నష్టమునకు గురియైనవి. అందుచేత 1928 వ సంవత్సరమున హైదరాబాదు, సికింద్రాబాదు నగరముంకు మంచినీటి సరఫరా మరియు వరదలను నిరోధించుటకుగాను ఉస్మాన్, హిమాయత్ సాగరములను రెండు చెరువులు నిర్మించబడినవి.

మూసీ నదిలో ప్రవహించుచున్న జలాధారాలతో ప్రస్తుతము ఉపయోగింప బడుచున్న నీరును పోల్చి చూచిన ఆ నదీనీటిని సక్రమముగా ఉపయోగించుకొనుటలేదని బోధపడును. అందులకే ఈ నదిపై ఒక ప్రాజెక్టు నిర్మాణముయొక్క ఆవశ్యకతను గుర్తించి ఆర్థికముగా చాల వెనుకబడి



ప్రాజెక్టు ఆనకట్ట నీటిపారుదల సౌకర్యముకలగుటయేగాక ప్రతి సంవత్సరము అధికముగా వచ్చు వరదలను నిరోధించును.

ఈ ప్రాజెక్టు నిర్మాణములో ముఖ్యమైన రెండు భాగాలు కలవు. అవి 1. డాము నిర్మాణము, 2. కాల్వల త్రవ్వకము.

డాము నిర్మాణము

డాము మధ్యభాగము రాతితోను, ఇరువైపుల మట్టితోను నిర్మించబడుతున్నది. ఈ ఆనకట్ట నదిమట్టమునుండి సుమారు 77 అడుగుల ఎత్తుండి 15,400 అడుగుల పొడవు కలిగియుండును. ఇరువైపుల నిర్మించబడుచున్న మట్టికట్టడపు డాము పొడవు 13,120 అడుగులు. మట్టి కట్టడపు ఆనకట్ట ఎత్తు 52 అడుగులు. మధ్యనుండు రాతి కట్టడపుఆనకట్ట సుమారు 4లక్షల క్యూసెక్కుల నీటి పారుదల ప్రవాహ ప్రమాణము కలిగియుండును. ఈ ఆనకట్ట నిర్మాణమువలన 9.76 చ. మైళ్ల జలాశయము ఏర్పడి అందులో 4 గ్రామాలు మునిగిపోవును.

కాల్వల త్రవ్వకము

ఈ ప్రాజెక్టుకు ఇరుప్రక్కల రెండు కాల్వలు 330 క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రమాణము కలిగియుండునట్లు త్రవ్వించబడుచున్నది. వీటి నిర్మాణమునకై 38 లక్షలు ఖర్చు అగునని అంచనా. ఇరుప్రక్కల నున్న కాల్వలను మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలని అందురు. కుడికాల్వ పొడవు 21 మైళ్లు. ఎడమకాల్వ పొడవు 26 మైళ్లు. ఈ రెండు కాల్వలలో ప్రతి సెకండుకు 330 ఘ. అ. నీరు ప్రవహించే శక్తిగలదు. కాల్వల అడుగు భాగపు వెడల్పు 18 అడుగులు. నీటి ప్రవాహము లోతు 6 అడుగులు. కుడికాల్వక్రింద నల్లగొండ, మిరియాల గూడెం తాలూకాలలోని 21 గ్రామాలకు నీటిపారుదల సౌకర్యములు కలిగి 19,000 ఎకరముల భూమి సేద్యము కాగా ఎడమ కాల్వక్రింద కేవలము సూర్యాపేట తాలూకాలోని 22 గ్రామాలకు నీటివసతి కలిగి 19,000 ఎకరముల భూమి సేద్య మగుచున్నది. ఈ ప్రాజెక్టు క్రింద పండించబడు పంటలు వరి, జొన్న, వేరుసెనగ, మిరప, ప్రత్తి, పచ్చి ఆకు ఎరువు మొదలగునవి.

కార్యక్రమ ప్రగతి

ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమము అతి చురుకుగా జరుగుచున్నది. 1960 మార్చి మాసమువరకు ఈ ప్రాజెక్టు నిర్మాణమునకై వ్యయముచేసిన ధనము 185.85 లక్షలు. 1960—61 ఆర్థిక సంవత్సరమునకై రాష్ట్ర ప్రభుత్వము 38 లక్షల రూపాయలు కేటాయించినది. ఇట్లు 1961 మార్చి మాసాంతము వరకు 223.85 లక్షలు వ్యయమగును. వర్తమాన సంవత్సరములో సుమారు 22,000 ఎకరముల భూమికి నీటిసరఫరా చేయుదగునట్లు కాల్వలు త్రవ్వబడినవి. కాని వర్షాభావమువల్ల కేవలము 5 వేల ఎకరముల మేరకు భూమి సేద్యము చేయబడినది. కుడికాల్వ 16 మైళ్ల వరకు, ఎడమకాల్వ త్రవ్వకము 21 మైళ్ల వరకు పూర్తి యైనది.

మిగతా భాగములో పని తీవ్రతరంగా జరుగుచున్నది.

పునరావాసము

ఈ ప్రాజెక్టు నిర్మాణమువల్ల నది ఇరువైపుల రెండు గ్రామాలు మునిగిపోతున్నవి. కుడిభాగమున ఓగోడు, వల్లభాపూరు, ఎడమ భాగమున రామచంద్రాపురము, సోలిపేట గ్రామములు గలవు. ప్రాజెక్టులో మునిగిపోయే ప్రాంతీయ కుటుంబాలకు పునరావాసము కలిగించే పథకాన్ని ఆచరణలో పెట్టి తిరిగి నాలుగు నూతన గ్రామాలు మునిగిపోయే గ్రామాల పేరుతోనే డాముకు ఇరువైపుల నిర్మించబడినవి. అప్పుడే క్రొత్త గ్రామాలకు కుటుంబాలు తరలివచ్చాయి.

సహకార పద్ధతిపై ఆయకట్టు అభివృద్ధి

ఆయకట్టు అభివృద్ధి కార్యక్రమము 1958—59 వ సంవత్సరమున ప్రారంభించబడి ఆదే సంవత్సరములో సుమారు 2,500 ఎకరముల భూమికి నీరు సరఫరా చేయబడినది. 1959—60 సంవత్సరమున 6,000 ఎకరముల భూమి అభివృద్ధి చేయబడినది. 1960—'61 వ సంవత్సరమున 15,000 ఎకరములభూమి అభివృద్ధి చేయుటకు నిశ్చయించబడినది. కాని, వర్షాభావమువల్ల అనుకున్నంత అభివృద్ధి జరుగలేదు. ఇంతవరకు అభివృద్ధి చేయబడిన ఆయకట్టుగాక మిగతా 32,000వేల ఎకరముల భూమిని రిజర్వుబ్యాంకు వారు ఇచ్చే ఆర్థిక సహాయముచే క్రమముగా మూడు సంవత్సరాలలో సహకార వరపతి విధాన ముపై అభివృద్ధి చేయుటకు సహకారశాఖ ప్రతిపాదించినది. ఈ విధానమును సంపూర్ణ వరపతి విధానమందురు. దీని ననుసరించి పరపతి సౌకర్యాలు కేవలము సహకార సంఘాలద్వారా విచ్చుటకు ప్రయత్నము చేయబడును. రిజర్వు బ్యాంకువారు ఇచ్చు 75 లక్షల రూపాయలను ఆయకట్టు అభివృద్ధికిగాను భూ తనఖాబ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక ఋణరూపమున రైతులకు ఇవ్వబడును. దీనికి తోడుగా వ్యవసాయ శాఖవారు బీడుభూములను సేద్యయోగ్యము చేయుటకు గాను తగిన యంత్రములతో ఒక రిక్లమేషన్ యూనిటును సూర్యాపేటలో ఏర్పాటు చేయుటకు నిశ్చయించారు. సహకార సంఘాలద్వారా నివ్వబడు ఋణముతో యీ యంత్రములను ఉపయోగించుకొని, రైతులు మూసీ ప్రాజెక్టుక్రింద ఆయకట్టును త్వరితగతిని అభివృద్ధి చేయుటకు వీలగును.

మూసీ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాకు ఉజ్వలమైన భవిష్యత్తును కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టు ఉపయోగాలు బృహత్తరమైనవి. ఇవి అనతి కాలములోనే జిల్లా ప్రజల ఆర్థిక జీవనముపై చక్కని ప్రభావమును కలిగించును.

నిడదవోలు పంచాయతీ సమితి సమావేశం

నిడదవోలు పంచాయతీ సమితి సర్వసభ్య సమావేశం శ్రీ పెనుగొండ కాశీవిశ్వనాథంగారి అధ్యక్షతను ఇటీవల జరిగింది. సమావేశంలో స్త్రీ పిల్లల సంక్షేమమునకు స్థాయీసంఘములను ఏర్పాటుచేయడం, అందుకు అవసరమైన సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. మహిళా మండలి తరఫున శ్రీమతి ముళ్లపూడి సత్తెమ్మగారిని, శ్రీమతి పోడూరు సరస్వతి గారిని, నిమ్నజాతి తరఫున శ్రీమతి ముప్పిడి సుశీలమ్మగారిని మరియొక స్త్రీ సభ్యురాలిగా శ్రీమతి వెంగా సీతామహాలక్ష్మిగారిని ఎన్నుకోవడం జరిగింది.

శ్రీ పాజా ఆర్లయ్య (నిమ్నజాతి) గారిని, శ్రీ పద్మకూరి పరదేశిగారిని కూడా ఎన్నుకొన్నారు.

ప్రక్కిలంక, నర్సాపురం రోడ్డుపై నిడదవోలు పోలీసుస్టేషను వద్ద గల లెవెల్ క్రాసింగ్ పై ఓవరుబ్రిడ్జి కట్టుటకు హైవేసు శాఖకు 25 వేల రూపాయలు విరాళము నొసంగుటకు కూడా తీర్మానించిరి.

నందమూరు అక్విడక్టును, స్లర్సస్పైర్సు వెడల్పుచేసి, నిడదవోలు వరకు ఆరోడ్డును పొడిగింపవలసిందని హైవేస్, పి. డబ్ల్యు. డి శాఖల వారిని కోరుతూ తీర్మానించిరి. నిడదవోలు—యర్నగూడెం బ్రాంచి రోడ్డునుండి కంసాలిపాలెం మీదుగా పూడపరం వరకు కూడా పక్కారోడ్డును వేయవలసిందిగా హైవేస్ డిపార్టుమెంటు వారిని కోరుతూ తీర్మానించిరి.

మన తోటలు

పెంచే ప్రదేశాలు:— ఇసుక పొరలు గల సారవంతమైన ఒండ్రుభూములు, ఏటి కాలువ గట్టు, నల్లరేగడి భూములు, వేళ్ళకు తేమ అందుబాటులో ఎరువుబలం వుండే యిసుక నేలలు, తేమ ఆరని మురుగునీరు వుండే ప్రదేశములు, అనుకూలమయినవి కావు. ఎర్ర జిగటభూములు అనుకూలమయినవి కావు. కొబ్బరితోటలకు రెండు స్వర అంగుళముల వరకు ఇసుకనేలై వుండాలి.

ఎరువులు:— ప్రతిచెట్టుకు పచ్చెరువుగానీ, పశువుల ఎరువుగానీ వంద పౌనులు, అమోనియా సల్ఫేటు నాలుగు పౌనులు, సూపర్‌గాని, ఎముకల పొడిగానీ, రెండు పౌనులు, వేయాలి. ఈ ఎరువు భూమిలో బాగా తేమ వున్నప్పుడు సెప్టెంబరు మాసంలో వేయటం మంచిది. మొదటి సంవత్సరము రోజు విడచి రోజు, తరువాతఅయిదు సంవత్సరాల వరకు వారానికి రెండుసార్లు అవసరాన్నిబట్టి నీరు పెట్టాలి. మేలురకం విత్తనమే వాడాలి.

కొబ్బరి మువ్వలో పురుగు పడినప్పుడు జాగ్రత్తలు: చికిత్స:— చెట్టు చివరి భాగంలో మొవ్వకు తగిలేటట్లు బి. హెచ్. సి. పదిశాతం చల్లాలి. వాకబోర్డు మిశ్రమం క్యాప్టెన్ ఆక్సైడు గాని, ఒక పౌను 20 గ్యాలనుల నీళ్ళలో కలిపి చల్లాలి.

కొబ్బరికాయలలో కొబ్బరి లేనప్పుడు:— ఎరువుల లోపంవల్లకూడా ఇలా జరుగుతుంది. చెట్టుచుట్టూ త్రవ్వి పశువుల ఎరువు, బోన్‌మీల్, కొద్దిగా అమ్మోనియా సల్ఫేట్ కనిపి చెట్టుకు 5, 6, పౌనులు వేయాలి.

కొబ్బరి మెవ్వలో లద్దెపురుగు:— పొడుగాటి ఇనుపచువ్వతో పురుగును తీసివేసి, బి. హెచ్. సి. 50 శాతం పావుపౌను మూటగట్టి మొవ్వలో పెట్టాలి.

కొబ్బరిచెట్టు చర్మంనుంచి జిగురు కారుతున్నప్పుడు:— దానిని లక్కకారు తెగులు అంటారు. లక్క కారుచోట చెక్కి తారు పూయాలి. అప్పుడు ఈ లక్కకారుగుణం తగ్గుతుంది. కొబ్బరి మొదలుకు చీడపట్టినప్పుడు బి.హెచ్.సి. పదిశాతం చల్లాలి. కొబ్బరిమొవ్వ ఎండిపోతూ, పిందెలు రాలిపోతున్నప్పుడు కత్తిరించి బోర్డో మిశ్రమం ఒక శాతం చల్లాలి. కొబ్బరికాయ కుళ్ళి తెగులు పట్టినప్పుడు అంటే పూర్తిగా ఎండిపోయిన వాటిని ఏమీ చేయలేము. చెట్టు చిన్నదయితే, బి. హెచ్. సి. పదిశాతం పొడిని చెట్టు చుట్టూ త్రవ్వి 1, 2, పౌనులు చల్లాలి. కొబ్బరి చెట్టు ఎండిపోతున్నప్పుడు నూరుపౌనుల పశువుల ఎరువు, పది పౌనుల బూడిద కలిపి చెట్టుచుట్టూ త్రవ్వి వేయాలి. తరువాత అమ్మోనియా సల్ఫేటు, రెండు పౌనులు వేయాలి.

గులకరాతి భూమిలో కొబ్బరి పెరగనప్పుడు వేరుశనగపిండి, సూపరు ఫాస్ఫేటు కలిపి, 5 పౌనులు చొప్పున వేయాలి. మూడు సంవత్సరాలవరకు కూడా కొబ్బరి పెరుగకపోతే ఒకటిన్నర పౌనులు అమ్మోనియా సల్ఫేటు ఒక పౌను మ్యూరిపెట్టు ఆఫ్ పొటాష్ కలిపి వాని నీరు పెట్టండి.

కొబ్బరిచెట్లు మొదళ్ళలో బెజ్జాలుపడి, పురుగులు వుండి, తెల్లగా పాట్టు రాలిపోతున్నప్పుడు బి. హెచ్. సి. పదిశాతం ముందు బెజ్జాలలో పోసి పూడ్చాలి. తరువాత డి. డి. టి. ఒక పౌన్సుకు ఒకటిన్నరగాలనులనీళ్ళు చొప్పున కలిపి, వ్యవలెను. ఈ పై జాగ్రత్తలతో కొబ్బరితోట క్రమముయిన మార్గమున పెరుగును.

మిరప:— మిరపఆకులమీదతెల్లని విన్నపురుగులు ఏగురుతూ వుంటాయి. దానినే మిరపతల కొచ్చే ముడత తెగులు అని అంటారు. బి. హెచ్. సి. పదిశాతం ఎకరానికి 20 లేక, 25 పౌనులు చొప్పున ఉదయం డస్టర్లతో కానీ, పల్చటి గుడ్డతో కానీ, ఆకులపైన పదిహేను రోజుల కొకసారి డస్టు చేయాలి. ఎక్కువగావుంటే ఫిరినాక్సు నీళ్ళలో కలిపి రెండుసార్లు చల్లాలి.

ఆకులపైన తెల్లని మచ్చలు ఏర్పడి, ఆకులు పూర్తి రాలిపోతుంది. దానినే బూడిద తెగులు అంటారు. ఫంగికావర్‌గానీ, ఫెరినాక్సుకానీ, ఒక పౌను మందులో 30 గ్యాలనుల నీళ్ళు కలిపి, వంపుతో చల్లాలి. ఎకరానికి సుమారు 80 గ్యాలనులు చల్లితే సరిపోతుంది. పది రోజుల వ్యవధిలో మరొకసారి చల్లాలి. మొదళ్ళతో పురుగులు పడినప్పుడు బి. హెచ్. సి. 50 శాతం ఒకటిన్నర గ్యాలనుల నీళ్ళలో కలిపి చల్లాలి. సామాన్యంగా మిరపకాయలు చిల్లులు పడి రాలిపోతున్నప్పుడుకూడా బి. హెచ్. సి. 50 శాతం నీళ్ళలో కలిపి చల్లితే, సరిపోతుంది. మిరపకాయలు తెల్లపడి, తెగులు వచ్చినప్పుడు ఫెరినాక్సు చల్లాలి.

మిరప ఆకులు చిల్లులు పడే తెగులుకు బి.హెచ్.సి. 50 శాతం చల్లాలి. మిరపలకు దీక్షపురుగు పట్టినప్పుడు గెమాక్సిన్ ఎకరానికి 25 పౌనులు చల్లాలి.

మిరపలకు అగ్గిమండలం తెగులు వచ్చినప్పుడు పెరాథియాన్ ఒక ఔన్సు, 4 గ్యాలనుల నీళ్ళలో కలిపి చల్లాలి. మిరపమొక్కలు వాడి, కుప్పలు కుప్పలుగా పడిపోతున్నప్పుడు బోర్డో మిశ్రమం ఎకరానికి రెండువందల గ్యాలనుల చొప్పున భూమిమీద, చెట్లమీద, చల్లాలి.

మిరపలకు ఎర్రని దోమలాంటి పురుగుపట్టినప్పుడు గెమాక్సిన్ 50 శాతం అరఔన్సు గ్యాలను నీళ్ళచొప్పున కలిపి, చల్లాలి. మిరపకాయలు రాలిపోయే తెగులు వచ్చినప్పుడు ఎండ్రిన్ ఔన్సుకి నాలుగు గ్యాలనుల చొప్పున కలిపి చల్లాలి. సాధారణంగా మిరపలకు చాములు (ఎర్రనిగానీ, నల్లవిగానీ) పట్టినప్పుడు గెమాక్సిన్ 5 శాతం పొడిని డస్టు చేయాలి. మిరపచెట్లకు బూజుతెగులు పట్టినప్పుడు క్యాప్టెన్ ఆక్సైడు ఒక ఔన్సు, ఒక గ్యాలను నీళ్ళలో కలిపి చెట్టుమీద, భూమిమీద చల్లాలి. తోట పసుపు రంగుకు తిరిగి కాయలు లేనప్పుడు నీళ్ళు నిలువకుండా చేస్తూ, అమ్మోనియా సల్ఫేట్ యకరానికి 20 పౌనులు గొర్రుతో భూమిలోవేయాలి. నల్ల దోమమాదిరి పురుగులు పురుగుపడి పిందె రాలిపోతున్నప్పుడు గెమాక్సిన్50 శాతం అర ఔన్సు ఫెరినాక్సు, గ్యాలను నీటిలో కలిపి, చల్లాలి. మిరపచెట్ల చర్మాన్ని తినివేస్తున్న తెగులుకు ఎండ్రిన్ ఒక ఔన్సు నాలుగుగ్యాలనుల నీళ్ళతో కలిపి చల్లాలి.

మిరపచెట్లకు అద్దెపురుగు పట్టినప్పుడు చేయవలసిన చికిత్స:—

ఈ పురుగు ఉదయం, సాయంత్రం పూట చెట్ల కాయలకు రంధ్రాలుచేసి, తినివేస్తుంటుంది. అందువల్ల కాయలు రాలిపోతూ వుంటాయి. డి. డి. టి. 50 శాతం ఒక ఔన్సు ఒక గ్యాలను నీళ్ళలో కలిపి ఉదయం, సాయంత్రం పిచికారీచేయాలి. తతిమ్మాసమయాలలో ఈ పురుగు చెట్ల మొదట్లో వుంటుంది. అప్పుడుకూడ డి. డి. టి. 50 శాతం ఒక గ్యాలను నీళ్ళలో కలిపి చల్లవలెను. అప్పుడు లద్దెపురుగు నశిస్తుంది.

ఆకులు ఎర్రబారి, చెట్టుతెల్లపడి, కాలినట్లై కాయలు, పిందెలు రాలిపోతున్నప్పుడు క్యాప్టెన్ ఔన్సుకు రెండు గ్యాలనుల నీళ్ళచొప్పున చల్లాలి. కాయలు పుచ్చి రాలిపోతున్నప్పుడు కూడా కూనప్రాపురు ఔన్సుకి నాలుగు గ్యాలనుల నీళ్ళ చొప్పున కలిపి చల్లితే కాయలు పుచ్చి రాలిపోవుట తగ్గును.

మిరపలకు వచ్చే కొరివి తెగులుకు ఫెరినాక్సు ఒకఔన్సు, రెండు గ్యాలనుల నీటితో కలిపి, చల్లాలి. రెండు రోజుల తరువాత బి. హెచ్. సి. 50 శాతం, చల్లాలి. ఇలాచేస్తే మిరపలకు వచ్చే కొరివి తెగులు తగ్గిపోతుంది. మిరపలు వేయువారు పై జాగ్రత్తలను తగు శ్రద్ధతో పరిశీలించిన మిరపలు సమృద్ధిగా పండును.

జొన్న

జొన్నకు వచ్చే ముడత తెగులుకు ముగి తెగులుకు బి. హెచ్. సి. పదిశాతం 20 లేక 25 పౌనులు డస్టుచేయాలి. అప్పుడు ఆతెగుళ్ళునశించవచ్చును. జొన్నకు పురుగు తగిలి, ఆకుల్ని కొట్టివేస్తున్నప్పుడు కూడా, బి. హెచ్. సి. పదిశాతం పొడిని ఎకరానికి 15, 20 పౌనుల పొడిని చల్లాలి. అప్పుడు పురుగు కొట్టుట తగ్గుతుంది. జొన్నమోడులు ఎండిపోయే తెగులు వచ్చినప్పుడు యకరానికి 20 పౌనుల చొప్పున గమాక్సీన్ చల్లాలి. జొన్నకు వచ్చే పేనుబంక రోగానికి ఎండ్రిన్ ఒక ఔన్సు 4 గ్యాలనుల నీళ్ళచొప్పున కలిపి చల్లవలెను. అప్పుడు పేనుబంక తగ్గుతుంది. స్త్రీ క్వీన్ చల్లాలి. పైరుకొచ్చే పకలో చాలా పురుగులు వున్నప్పుడు డి. టి. టి. ఒక అవున్సుకు ఒకటిన్నర గ్యాలనుల నీళ్ళచొప్పున కలిపి చల్లాలి. జొన్నకంకులకు పురుగులు వున్నప్పుడు ఎండ్రిన్ ఒక అవున్సుకు ఒకటిన్నర గ్యాలనుల నీళ్ళచొప్పున కలిపి చల్లితే పురుగులు నశిస్తవి.

జొన్నకుకూడా ఒక్కొక్కప్పుడు బూజుతెగులు పడుతుంది. హెచ్. ఇ. టి. పి. అనే మందు ఒక అవున్సుకు నాలుగు గ్యాలనుల నీళ్ళచొప్పున కలిపి చల్లాలి. వాక్ ఒక ఔన్సు ఫెరాథియాన్ మందు గ్యాలనుల నీళ్ళతో కలిపి చల్లాలి. అప్పుడు జొన్నకు పట్టు బూజు తగ్గుతుంది.

జొన్నకు వచ్చే పేను బంకకు ఎండ్రిన్ ఒక ఔన్సుకు 4 గ్యాలనుల నీళ్ళచొప్పున కలిపి చల్లవలెను. అప్పుడు పేనుబంక తగ్గుతుంది. పై జాగ్రత్తలతో జొన్న పైరును సమృద్ధిగా పెంచవచ్చును.

నిమ్మ

భూమిలో నీళ్ళు పైకి వున్నచోట చెట్లు మునిగి ఆకులు పండి రాలిపోతాయి. అందువే నీళ్ళు లోతుగా వుండేచోటనే నిమ్మమొక్కలను నాటాలి.

నిమ్మకు ఆకుపచ్చ తెగులు వడితే, జింక్ స్ప్రే చేస్తే తగ్గుతుంది. నిమ్మ, నారింజ మొదలైన వాటికి వచ్చేకేళ్ళు కుళ్ళుతెగులు వచ్చినప్పుడు చెట్టుచుట్టూ అడుగు త్రవ్వి బోర్డో మిశ్రమం చల్లాలి. అప్పుడు వేళ్ళ కుళ్ళుతెగులు తగ్గుతుంది. నిమ్మ, నారింజ, కమలా చెట్లకు వచ్చే వేరుపురుగు తెగులుకు అడుగులోతు త్రవ్వి డి. డి. టి. 50 శాతం కలిపి తిరిగి మట్టితో కప్పాలి. నిమ్మ, నారింజకు వచ్చే పుల్లవిరుపుతెగులుకు బోర్డోమిశ్రమం కొమ్మలమీద చల్లాలి.

నిమ్మకు వచ్చే ఆకు ముడుపు తెగుళ్ళుకు అగ్రైడు అనే మందు ఒక పౌను 8 గ్యాలనుల నీళ్ళలో కలిపి చల్లాలి.

నిమ్మలకు అనుకూలమైనభూములు: ఎరువులు వేసేవిధానం:—

అనుకూలమైన భూములు:— సారవంతమైన ఎర్రగరప నేలలు, నీరుఇంకేనేలలు మంచివి. నీరు నిలిచే భూముల వలనపుల్లవిరుపు తెగుళ్ళువచ్చే అయినవచ్చే ప్రమాదముంది.

మొక్కలకు ఎరువులు:— 50 పౌనుల పశువు ఎరువు నాలుగు పౌనుల వేరుశనగపిండి వేయాలి. తరువాత కాపుకు వచ్చే వరకు 100 పౌనుల పశువుల ఎరువు ఎనిమిది పౌనుల వేరుశనగపిండి, రెండుపౌనుల అమ్మోనియాసల్ఫేటు, 1—పౌనుల నత్రజని, తరువాత చెట్లు పెద్దవై ముదిరిన తోటలకు రెండు వందల పౌనుల పశువులఎరువు, ఎనిమిది పౌనుల వేరుశనగపిండి, 8 పౌనుల అమ్మోనియా, మూడు పౌనుల నత్రజనివేయాలి. పిల్లి పెసర జనుము మెదలైన వచ్చి ఎరువువేసి దున్నటం మంచిది.

నిమ్మచెట్లపైన మొలిచే భజనిక అనేమొక్కను పెరికివేయాలి. ఎందుకంటే ఇదినిమ్మచెట్లనుండి ఆహారం తీసు కొంటుంది.

(ఆలిండియా రేడియో సౌజన్యంతో)

తిరువూరులో మహిళా కార్యకర్తల శిక్షణాశిబిరం

ఆంధ్రమహిళా బేసిక్ ట్రైనింగు స్కూలు నందు మహిళా కార్యకర్తల శిక్షణ శిబిరానికి ఆరోగ్య, విద్య, వ్యవసాయ, పరిశ్రమ శాఖాంత్రీత్వతకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక శాఖా మాత్యులు శ్రీ పిడతలరంగారెడ్డి ఇటీవలప్రారంభోత్సవం జరిపారు. శ్రీ కాకాని వెంకటరత్నం అధ్యక్షత వహించారు. పంచాయితీ సమితి అధ్యక్షులు, శిబిర నిర్వాహణ అప్పన సంఘాధ్యక్షులు, శ్రీవస్తాకరామకృష్ణయ్య స్వాగతం చెప్పారు. చిరాల కళాశాల ప్రధానాధ్యాపకులు శ్రీ టి. రామారావు సేవక సమాజ జండానెగురవేశారు.

హరిజనవాడలో శిబి ప్రవచ్ఛన జరుపబడెను. బహుమతులను డా: కొమ్మరాజు అచ్యుతాంబ పంచిపెట్టారు. ఈ రోజు కార్యక్రమమున శ్రీమతి కోటేశ్వరమ్మ, శ్రీయుత చెరుకుపల్లి వట్టాభిరామయ్య, స్థానిక బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు, తహసీల్దారు, లేడీ మెడికల్ ఆఫీసరు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

బేసిక్‌విద్యా సప్తాహం

పశ్చిమ కృష్ణాజిల్లా విద్యా శాఖాధికారిణి శ్రీమతి యస్. సీతారామమ్మగారు ఆంధ్రమహిళాబేసిక్ శిక్షణకేంద్రము, పోస్టుబేసిక్‌స్కూళ్ళ యందు బేసిక్ విద్యావారమును, నిద్యా విషయక ప్రదర్శనమును ఇటీవల తిరువూరులో ప్రారంభించారు.

'అనాసిన్'

ఇప్పుడు ఆరోగ్యకరంగా సీలు చేయబడినట్టి కొత్త సెల్లోఫేన్ ప్యాకెట్‌లో నున్నది



4 ఔషధములతో గూడిన అనాసిన్ చాలా మేలైనది

వైద్యుని సురక్షితమైన ఔషధ నిర్ణయమువలె వైజ్ఞానికంగా కూర్చబడిన నాలుగు మందులనుగలిగి నొప్పిని అతివేగముగాను, పూర్తిగాను నివారించు అనాసిన్ ఇప్పుడు ఆరోగ్యకరంగా కొత్త సెల్లోఫేన్ ప్యాకెట్‌లో సీలు చేయబడియున్నది. అనాసిన్ (1) తల నొప్పులు జలుబులు, పల్లు నొప్పి, ఒళ్లు నొప్పులు అతి వేగముగా నివారించును. (2) నరముల పోటులను శమనపరచి — మీకు సౌఖ్యంగా విశ్రాంతి నిచ్చును. (3) నీరసమును పోగొట్టును (4) జ్వరమును తగ్గించును. అనాసిన్ అందలి నాలుగు మందులతో నొప్పి నివారణకు చాలా మంచిది. 'అనాసిన్'ను ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోండి.

32 బిళ్ళలుగల పొర - సీరోదక సీసాలలో కూడా దొరుకు చున్నది.

Registered User: GEOFFREY MANNERS & CO. PRIVATE LTD.

Z. 41 (a)

రేడియో

శనివారం, ఫిబ్రవరి 4
శక 1882 మాఘ 15

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 ఎన్. శ్రీరామశర్మ, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 బృందగానం. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి (విజయవాడ నుండి రిలే), 1—30 లలిత్ సంగీత్: కె. వరలక్ష్మి, 1—50 తె. వా., 2—00 శాస్త్రీయ సంగీత్: డి. వి. పలూస్కర్, 2—10 ఉ. వా., 2—20 శాస్త్రీయ సంగీతం, 2—30 వాతావరణ సూచన. సాయంత్రం: 3—45 బాలానందం. సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 'నగరవాణి', 7—00 తె. వా., 7—15 పండిత రామ్ నారాయణ్ సారంగి, వసంత్: గంగూబాయి, ప్రసంగము (హిందీ), 7—30 ప్రసంగము (విజయవాడ నుండి రిలే), 7—40 ప్రసంగము (ఉర్దూ), 7—50 శ్రోతల ఉత్తరాలకు జవాబులు, 8—15 జి. ఎస్. డొమింగో వయొలిన్, 8—40 వీణా సంగీతం, 8—45 నేటి ప్రసంగము, 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, కె. ఎస్. నారాయణస్వామి: వీణ, (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణసూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వయొలిన్: వినయ విద్యాంసుడు, 2—20 హైదరాబాద్ ఎ వలె, 2—30 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 7—40 ప్రాదేశిక మ్యూజిక్ సంగీత్, 7—50 హైదరాబాద్ ఎ వలె, 9—15 రాజమర్మము వాటిక శవను: టి. వి. ఆర్. కె. సుబ్బారావు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 857.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని: అన్నమాచార్య కీర్తనలు, 7—00 తె. వా., 7—15 ఎ. అనసూయాదేవి, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్ నుండి రిలే) 1—00 'వనితావాణి' 1—30 లలిత సంగీతం 1—50 తె. వా. 2—00 శంగీత శిక్షణ 2—20 బొమ్మరిల్లు 3—00 వాతావరణసూచన.సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము గ్రామాభ్యుదయం: బుర్రకథ, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము 7—30 మీరు మెందుకొట్టారు? ప్రసంగము హిందీ మూర్తుక: గోరలాల్ లక్ష్మ, 7—40 శిక్ష సంగీతం, 8—00 వి. అనసూయాదేవి, 8—40 లలిత సంగీతం: మల్లాది అప్పపూర్ణ, 9—00 ఆం. వా., 9—15 హైదరాబాద్ బి వలె, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 418.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 ఉ. వా., 7—30 సుబుద్ధ సంగీత్, అరియకుడి రామానుజ అయ్యంగార్, 8—00 మధుర గీతం. మధ్యాహ్నం: 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీత మంజరి, 2—00 త. వా., 2—10 వీణ, గోటువాద్యం: విజయ విద్యాంసులు, 2—30 ఎ. ఎస్. సరోజ, 3—00 వాతావరణ సూచన. సాయంత్రం: 5—30 టి. ఎస్. గోమతి, 7—15 త. వా., 7—30 వసంతా గోపాలకృష్ణన్, 8—00 వి. లలిత: వీణ, 8—40 వాద్య సంగీతం, 8—45 వాద్య గోష్ఠి, 9—00 సంగీతామృతం, 9—15 మధుర గీతం, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, కె. ఎస్. నారాయణ స్వామి: వీణ, (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ ఎ వలె 7—00 త. వా., 7—15 'సుప్రభాతమ్', 7—30 మద్రాస్ ఎ వలె, 7—45 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. మధ్యాహ్నం: 1—00 కదంబం 1—30 ఆం. వా., 1—40 గీతమంజరి 1—50 తె. వా., 2—00 మధుర గీతం, 2—10 ముత్యు క్యూవీయల్, పిల్లల కార్యక్రమం (తమిళము). సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 అలత్తూర్ శి. నాగరాజన్: వేణువు, 7—00 తె. వా., 7—15 సంగీతమాల, ఎస్. ఎల్. వసంతకుమారి, పి. వి. శటకోపన్, 7—30 తిరుప్పావై 8—30 నాగర్‌కోయిల్ ఎస్. హరిహరన్, 9—00 ఆం. వా., 9—30 పాశ్చాత్య సంగీతం, 10—30 ప్రసార సమాప్తి.

బాలాయపల్లివద్ద అగ్నిప్రమాదం

ఒక బాలుని మరణం

హైదరాబాద్, ఫిబ్రవరి 1:— నెల్లూరు జిల్లా బాలాయపల్లి సమీపంలో నున్న వెంకమానయపాలెంలో మొన్న గురువారం అగ్నిప్రమాదంలో అయిదు సంవత్సరాల వయస్సు కుర్రవాడు మరణించాడు.

తొమ్మిది బాటాకుల ఇళ్ళు దగ్ధమయాయి. పదివేల రూపాయల ఆస్తినష్టం కలిగిందంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో త్యాగరాజ ఉత్సవాలు

తిరువూరులో

తిరువూరులో త్యాగరాజగానసభా సమితివారు త్యాగరాజోత్సవాలు జరిపారు. శ్రీ పూటుకూరు సత్యనారాయణ కవిగారధ్యక్షులు.

ప్రముఖగానసభా విద్వాంసులు విద్వత్సభలు పాల్గొన్నారు. స్థానిక చంద్రమౌళీశ్వరాలయంలో ప్రత్యేక వేదికపై జరిగినవి. శ్రీఅనంతోజు సత్యనారాయణగారు శబ్దవిస్తరణ యంత్రాలు శ్రీ పి. నారాయణరావుగారు విద్యుదలంకరణ ఉచితంగా చేశారు.

శ్రీ కొండపల్లి రామచంద్రరావుగారికి కవి సన్మానం జరుపబడింది. స్థానికహైస్కూలు హెడ్‌మాస్టరు శ్రీ పురాణం కుమారరాఘవశాస్త్రి గారధ్యక్షత వహించారు. కళాకుటీరసభ్యులు కవిగారిని చందనదుకూలతాంబూలాదులతో సత్కరించారు. శ్రీ కల్లూరు వీరభద్రశాస్త్రిగారు ఆశీస్సులు పలికి కవిగారిని పరిచయంచేశారు.

శ్రీ పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వెంకటాచార్యులు, జంటకవులు సన్మాన పద్యాలు చదివారు. శ్రీ విశ్వనాథ రామమూర్తిగారు యింకా యితరులూ ప్రసంగించారు.

త్యాగబ్రహ్మ శిలావిగ్రహ ప్రతిష్ఠ సోమరాజు జానకమ్మగారు జరిపించారు.

గుంటూరులో

అఖిలసాహిత్య కళాభివర్ధక ఆంధ్రసంపత్ ఆధ్వర్యాన శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఇక్కడ అరండల్‌పేటలోని త్యాగరాజమందిరంలో శ్రీ పత్రి గురువుల బృందంవారి మంగళవాద్యంతో శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ అవధానులు గారు స్వామివారి పూజాదికములు నిర్వహించంతో ప్రారంభమైనవి.

శ్రీయుతులు పాలపర్తి రామమూర్తి, మానూరి, వెంకటరమణయ్య, బాలాంత్రపు రామచంద్రరావు ఎల్లా ప్రెగడ వెంకటనారాయణగార్లు త్యాగరాజ జీవిత విశేషాలను గూర్చి ప్రసంగించారు.

శ్రీమాన్ టి. ఎస్. వి. వి. నారాయణాచార్యులు అధ్యక్షతవహించారు.

శ్రీమాన్ టి. ఎస్. వి. వి. నారాయణాచార్యుల వారి వీణాగానములో గురుకుల విద్యార్థులు డి. శివలీల, కె. రాఘవి, ఎం. సుమిత్ర, కె. రంగమణి,గారలు గానం చేశారు. కుమారి బొడ్డుపల్లి జానకీదేవి గానం చేసిన తరువాత శ్రీ చింతలపాటి శ్రీరాములు గారు సంగీత కచేరీ చేశారు. శ్రీ అచ్యుతని వెంకటేశ్వరరావుగారు ఫిడేలు, శ్రీ తిగెల రామమూర్తి గారు మృదంగం వాయించారు. అనంతరం సుప్రసిద్ధ సంగీతవిద్వాంసులు శ్రీపురాణ పురుషోత్తమ శాస్త్రిగారు పంచరత్న కీర్తనలు గానం చేశారు.

'ఆంధ్రసంపత్' కార్యదర్శియు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమిసభ్యులు నగు శ్రీ జంధ్యాల సీతారామశాస్త్రిగారు వందనములు సమర్పించారు.

భీమవరంలో

శ్రీ త్యాగరాజ—శ్రీ నారాయణదాస శ్రీ బాపూజీ మహాశయుల ఆరాధనోత్సవములు యిచ్చట శ్రీ త్యాగరాజ భక్తసభవారి యాజమాన్యమున అతి వైభవంగా జరుపబడినవి.

ఆర్. శకుంతలపట్టి (మద్రాసు) శ్రీ బల్లజనపరింగ భాగవతార్ శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు శ్రీమతి టి. టి. సీత, శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు, శ్రీ వి. కమలాకరరావుగార్ల యీ సందర్భంలో సన్మానించబడ్డారు. శ్రీయుతులు బొంతి వాగేశ్వరరావు, జొన్నల అచ్యుతరామయ్య రజతహస్తుల బహూకరించారు. కార్యదర్శి శ్రీ కారుమూరి వెంకటేశ్వరరావు దాతలకు అభినందనాలు తెల్పారు.

పడాలిలో

పడాలిలో శ్రీ జగన్నాథభక్త విద్వద్గాయక సమాజమువారిచే త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవములు సంగీతవిద్వాన్, గాత్రవీణ, వారణాసి బలరామయ్యశాస్త్రిగారి యాజమాన్యమున విశ్వము పురాణ, తరంగ, హరికథాకాలక్షేపము లతో మూడు రోజులు జరిగినవి. "గాత్రవీణ శ్రీ బలరామయ్య శాస్త్రి శ్రీ త్యాగరాజస్వామి కవితామాధురిని, సంగీతకళ కుమారానర్పిన సేవను భక్తిని ప్రస్తుతించి, త్యాగరాజ కీర్తనముంను గానముచేసిరి. దండిబొట్ల వెంకటశాస్త్రి "శ్రీ భక్త త్యాగరాజ" హరికథా గానము చేసిరి.

ఉత్సవములకు ద్రవ్యసహాయముచేసిన దాతలకు సమాజముతరపున వారణాసి మందరరామయ్యగారు కృతజ్ఞత తెలిపిరి.

త్యాగరాజ ఉత్సవాల ముగింపు

రాజమండ్రి, ఫిబ్రవరి 1:— శ్రీ త్యాగరాజ, నారాయణదాస, బాపూజీల సేవాసమితి ఆధ్వర్యాన ప్రారంభమయిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు ముగిసాయి.

ఈ ఆరాధనోత్సవాలలో శ్రీమతి రాధ అండ్ జయలక్ష్మి పార్టీ (మద్రాసు), శ్రీ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మ, (రాజమండ్రి), శ్రీ టి. కె. గోవిందరావు (మద్రాసు), శ్రీ వేదునూరి కృష్ణమూర్తి (పిఠాపురం), శ్రీ బి. వి. రామన్ లక్ష్మణ్ (మద్రాసు), శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు (మద్రాసు), శ్రీ మహావాది వెంకటప్పయ్య (గుంటూరు), శ్రీ యం. హరిహర అయ్యర్ (సిలహెట్) శ్రీమతి మూంది పద్మనాభరావు (హైదరాబాదు) గార్లు తమగ్రాత్ర సంగీతంతో వేలాది ప్రజలను ఆనంద పరిచారు.

శ్రీయుతులు అమ్ముల విశ్వనాథం భాగవతార్ (బందరు) రాజశేఖరుని లక్ష్మీపతిరావు (బ్రాహ్మణపల్లి), పి. దీక్షితదాసు (నర్సాపురం), కూచిభట్ల కోటేశ్వరరావు (బెజవాడ), ముదపాక మల్లేశ్వరరావు (భీమవరం) గార్లు హరికథా కాలక్షేపం చేశారు.

శ్రీయుతులు సత్యశాయిబాబా (పుట్టపర్తి) డాక్టర్ టి. కనకరాజు, స్వామికారుణ్యానంద, అనుసూల రామరాజు పంతులుగార్లు త్యాగరాజ నారాయణదాసు, బాపూజీల జీవితాదర్శాలను గురించి వారిభక్తి విశేషాలను గురించి చక్కగా ప్రసంగించారు.

శ్రీయుతులు విడమర్తి నరసింహం (మునిసిపల్ చైర్మన్) బుగ్గా పాపయ్యశాస్త్రి, విడమర్తి సత్యం, ఎస్. అచ్యుతరామయ్యాది కార్యకర్తలు. ప్రజాసహకారంతో పదివేల రూపాయల ఖర్చుతో ఈ ఆరాధనోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి ప్రజలమన్నన లందుకున్నారు.

భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీయుతులు వంకాయల కోటేశ్వరుడు, కె. రామయ్య, అండ్ కె. రామకృష్ణమూర్తి, కంపెనీ పార్టనర్స్, గుంటూరు	116—00
మెస్సర్స్, పెంటల కోటయ్య టుబాకో ఎక్స్‌పోర్టర్సు, గుంటూరు	16—00
శ్రీ అడుసుమిల్లి కుటుంబరావు, గుడివాడ	15—00
శ్రీ వడ్డాది ఈశ్వర ప్రసాదరాయుడు, వేగాయమ్మపేట	10—00
మురమండ పి. హెచ్. స్కూలు మూడవ ఫారము విద్యార్థులు, మురమండ	7—13
శ్రీ గంధి సూర్యనారాయణ, మండపేట	6—95
శ్రీ జి. వి. నరసింహమూర్తి, పెంచడాం	6—00
శ్రీ ఆళ్ళ వెంకటరామరెడ్డి, రేవా	5—00
శ్రీ కె. వి. ఎస్. రాజు, మద్రాసు	5—00
శ్రీ గంజి వీరస్వామి, కాకినాడ	5—00
శ్రీ వై. సత్యనారాయణమూర్తి, గుంటూరు	5—00
శ్రీ సి. హెచ్. లక్ష్మయ్య, గుంటూరు	5—00
శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణమూర్తి, రాజమండ్రి	5—00
శ్రీ కస్తూరి వెంకట సుబ్బారావు, పల్లవరం	5—00

రూ. 2—00 లు విరాళ మిచ్చినవారు :— ఎం. ఎల్. నరసింహాచారి, కస్తూరి రామారావు గార్లు.

రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు :— చొక్కా మాణిక్యం, చొక్కా లక్ష్మీనారాయణమ్మ, మామిడిపూడి సురేంద్రన్ కె. వెంకటేశ్వర్లు, కలిదిల్లి లింగమ్మ గార్లు.

నిన్నటివరకు వసూలయిన మొత్తం :	1,37,993—63
వెరసి :	1,38,314—71

గుంటూరులో నట సంక్రాంతి

గుంటూరు, ఫిబ్రవరి 1:— సంక్రాంతి పండుగలలో 'ఆంధ్రసంపత్' ఆధ్వర్యాన గుంటూరులో నటసంక్రాంతి ఉత్సవం జరిగింది. మూడురోజులపాటు జరిగిన యీఉత్సవంలో పలువురు నటులు పాల్గొన్నారు.పలువురు నాటక కళాభిమానులు హాజరైనారు. శ్రీహరి ప్రసాద వంస్కృతి సదనములో జరిగిన యీఉత్సవ కార్యక్రమానికి శ్రీనడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావుగారు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు పింగళరాజు నాగభూషణం, జాపూడి యజ్ఞనారాయణ, డి. వి. ఎల్. నరసింహారావు., మంద పాటి రామలింగేశ్వరరావు, నాగ కోటేశ్వరరావు, వై. ఎం. శర్మ గారలు తమనటనానుభవంలో తాము ధరించిన అభిమానపాత్రల వ్యక్తిత్వమును నిరూపిస్తూ ప్రసంగించారు. శ్రీ పింగళరాజు నాగభూషణం గారు ప్రతాపరుద్రీయం,'వెంకన్న కాపురం' నుండి కొన్ని దృశ్యములు ఏకపాత్రాభినయం చేశారు. శ్రీ డి. వి. ఎల్. నరసింహారావు గారు విజయరామరాజు,చాణక్యపాత్రలు ఏకపాత్రాభినయం చేశారు. శ్రీ వైజ్ఞానిక కళాసమితివారు ప్రతాపరుద్రీయమునుండి ఒక దృశ్యమును ప్రదర్శించారు. శ్రీ డా: ముక్కామల అమరేశ్వరరావు గారు ప్రతాపరుద్రుని పాత్ర ధరించారు. శ్రీయుతులు పాత్రూరు కాళిదాసు, హనుమంతరావుగారలు భటుల పాత్రలు ధరించారు. క్రైస్ట్ ఇన్స్టిట్యూట్ వారు 'మానవుడు' నాటిక ప్రదర్శించారు.

శ్రీవేమూరి కేశవరావుగారి ప్రార్థనశ్లోకముతో ఉత్సవ కార్యక్రమం ప్రారంభమయింది. కార్యదర్శి శ్రీ జంధ్యాల సీతారామశాస్త్రిగారు స్వాగత వచనములు పలికి సభా కార్యక్రమమును వివరించారు. శ్రీ వారణాసి కోటేశ్వరశర్మగారు 'నట సంక్రాంతి'ని గురించి చెప్పారు.

శ్రీ టి. గోపాలకృష్ణరావు,శ్రీ పి. హనుమయ్య ప్రభృతులు ప్రసంగించారు.

గుడివాడలో నాట్యాచార్య శ్రీ కోరాడకు సన్మానం

(మన విలేఖరి)

గుడివాడ, ఫిబ్రవరి 1:— గుడివాడలో శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయములో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవము సందు శ్రీరామవిలాససభవారిచే అంతర్జాతీయ ప్రఖ్యాతినందిన ఆంధ్రయువకుడు, నాట్యశాస్త్ర పారంగతుడు శ్రీ కోరాడ నరసింహారావుకు ఘనమైన సన్మానముజరిగెను. సన్మానసభకు ప్రఖ్యాత నాట్య కళాకోవిదుడు శ్రీ వి. వి.నరసింహారావు అధ్యక్షత వహించారు.

శ్రీరామవిలాససభ అధ్యక్షులు శ్రీత్రిపురనేని శివప్రసాదరావుగారు, సభాధ్యక్షునిచే శ్రీ వి.వి నరసింహారావును, శ్రీ కోరాడ నరసింహారావును వేదికపైకిఆహ్వానించిరి. శ్రీ కాకాని నరసింహారావు ఆంధ్రదేశమున రాజాధిరాజులు మహారాజ్యముల పాలించినను మూడు కోట్ల ఆంధ్రుల హృదయ రాజ్యములనేలు రాజులు ముప్పురే వారు పోతరాజు, త్యాగరాజు, గోపరాజులు మాత్రమే అని అన్నారు. తర్వాత, శ్రీ త్యాగరాజజయంతిలో మకర సంక్రమణ శుభసమయంలో సన్మానింపబడుచున్నఉత్తమోత్తమనటుడు శ్రీ కోరాడను ప్రశంసించిరి.

అధ్యక్షుల తొలిపలుకుల అనంతరం శ్రీ పి. ధనంజయరావు కోరాడకు నాట్యమందుగల విశిష్ట స్థానమునుగూర్చి ప్రశంసించిరి.

శ్రీ గడ్డమణుగు శ్రీ సీతారామాంజనేయులు సన్మానపత్రము చదివి శ్రీ కోరాడకు నూతన వస్త్రములతోను చందన తాంబూల పుష్పఫలములతో సత్కరించెను. శ్రీ కోరాడ తనకుజరిగిన సన్మానమునకుచితరీతి సమాధానముచెప్పిరి.

పిదప ముబారకు నాట్యముచేసెను. శ్రీరామవిలాససభవారికి రజితపతకమును బహూకరించిరి. కార్యదర్శి :శ్రీ డి. వి. ఎస్. రామారావు వందన సమర్పణతో సన్మానసభ ముగిసెను.

పాలకొల్లుకు తపాలశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాక

(మన విలేఖరి)

పాలకొల్లు, జనవరి 30:— ఆంధ్రప్రదేశ్ తంతి, తపాలాశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి.యం. కౌల్ పాలకొల్లు విచ్చేశారు.

వారి రాక సందర్భమున పాలకొల్లు పాడి అండ్ రైస్ మిల్లర్సు అసోసియేషను వారి భవనంలో సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు శాసన సభ్యుడు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. పాలకొల్లు వాణిజ్యమండలి అధ్యక్షులు శ్రీ బొండాడ వెంకట్రాజుగుప్త మెమోరాండం సమర్పించారు. ముఖ్యంగా పాలకొల్లు నుండి తాడేపల్లిగూడెం, నిడదవోలు, నరసాపురం టంకులైన్లు, విజయవాడ, రాజమండ్రి అడిషనల్ లైన్లు వేయాలని సూచించారు.

రైస్‌మిల్లర్సు సంఘ కార్యదర్శి శ్రీ భూపతి రాజు రామచంద్రరాజు ప్రస్తుతం ట్రంకు కాల్సులో జరుగుచున్న కాలవిలంబనను తొలగించవలసిందిగా కోరారు. మున్సిపల్ చైర్మన్ శ్రీ చోడిసెట్టి సూర్యారావు పాలకొల్లు పట్టణంలో బ్రాడ్‌కాస్టింగ్ పద్ధతి వెంటనే పూర్తి చేయవలసిందిగా కోరారు. శ్రీ పి.యం. కౌల్ జవాబు చెపుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మూడు డివిజన్లలోను విశాఖపట్నం డివిజన్‌లో అధికంగా ఎక్స్ఛేంజీలు మంజూరు కాబడినవన్నారు. వాటికి కావలసిన పరికరాలు కొరతగా ఉన్నందున క్రమప్రకారం పనులు జరుగుచున్నవన్నారు.

నర్సాపురం, పాలకొల్లు పట్టణాల మధ్య ఉచిత కాల్సు విషయం పరిశీలించి ఎంతవరకు సాధ్యమో చూస్తామన్నారు.

మిగతా ప్రతివిషయం శ్రద్ధగా పరిశీలించి సాధ్యమైనంత వరకూ వర్తకులకు, ప్రజలకు ఇబ్బందులు తొలగించుటకు ప్రయత్నిస్తామన్నారు.

నర్సాపురం రైస్‌మిల్లర్సు అసోసియేషను తరఫున శ్రీ చెరుకూరి లక్ష్మణరావు ఇబ్బందులను వివరిస్తూ మెమోరాండం అందజేసారు.

జనగాంలో పారిశ్రామిక నగరం

ఈ ఏడాది ఏర్పాటుకాగలదని మంత్రి శ్రీ లక్ష్మణ్ వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

వరంగల్లు, ఫిబ్రవరి 1:— పరిశ్రమలశాఖామంత్రి శ్రీ కొండాలక్ష్మణ్ గతనెల 28న జనగాంలో మాట్లాడుతూ, జనగాంలో ఒక స్వయంసహాయక పారిశ్రామిక నగరం ఈసంవత్సరం నెలకొల్పబడగలదని తెలియజేశారు. దీనికి కావలసిన భూమి 30 ఎకరాలు పీవర్సు కాలనీ ప్రక్కన తీసుకొనబడిందని అన్నారు. ఈపారిశ్రామిక కేంద్రానికి విద్యుచ్ఛక్తి సిటినరఫరా ఏర్పాటులేకాక, ప్రతి పారిశ్రామిక సభ్యునికి కొంత అప్పు కూడా ప్రభుత్వం భరించగలదన్నారు.

వరంగల్ బ్యాంకు ఎన్నికలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

వరంగల్, ఫిబ్రవరి 1:— వరంగల్ కేంద్ర సహకారబ్యాంకు ఎన్నికలు జనవరి 29న డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫీసు ఆవరణలో జరిగి ఈక్రిందివారు డైరెక్టర్లుగా ఎన్నికైనారు. శ్రీయుతులు పి. ధర్మారెడ్డి, బి. రంగనాయకులు, టి. అమృతరావు, పి. పాపయ్య, సి.హెచ్. నారాయణరాజు, యం. క్రిష్ణా (ములుగు) వెంకటనారాయణ, మధుసూధన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ఇ. అన్నారెడ్డి, బి. కేశవరెడ్డి, ఎ. రాఘవరెడ్డి, సత్యారెడ్డి; జి. సత్యనారాయణ, బాలక్రిష్ణ రెడ్డిగార్లు. అధ్యక్షుని ఎన్నిక వారంరోజులలో జరుగగలదట.

నర్సరావుపేట వాణిజ్యమండలి వార్షికోత్సవం

(మనవిలేఖరి)

నర్సరావుపేట ఫిబ్రవరి 1:— నర్సరావుపేట వాణిజ్య మండలి ప్రథమ వార్షికోత్సవము విజయవాడ వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ బచ్చు వెంకటేశ్వర్లుగారి అధ్యక్షతన స్థానిక వైశ్య హాస్టల్‌లో జరిగింది. సభను గుంటూరు జిల్లా అఖిల వర్తక సంఘ కార్యదర్శి శ్రీ కె. రోశయ్యగారు ప్రారంభించారు.

శ్రీయుతులు కపిలవాయి కాశీరామారావు, యం. సత్యనారాయణచెట్టి గారలు ప్రభుత్వము వ్యాపారుల సంబంధాలను ప్రస్తుత స్థితిగతులను గూర్చి పువన్యసించారు.

సహాయ కార్యదర్శి శ్రీ పూటుకూరి వెంకట నారాయణగారు ఆంధ్రలో పలుతావులనుండి పెద్దలు పంపిన సందేశాలను చదివారు. మండలి కార్యదర్శి శ్రీ పొట్టి మూర్తి అంజనేయులుగారు ప్రథమములో ఆహ్వానితులకు స్వాగతముచెప్పి సంఘ వార్షిక నివేదికను చదివారు.

తదుపరి మహాసభలో సేల్సుటాక్సు స్థానములో సెంట్రల్ ఎక్సైజు విధానాన్ని ప్రవేశపెట్టాలని, అన్ని వస్తువులకు సింగిల్ పాయింటు టాక్సు విధానాన్ని ప్రవేశపెట్టాలని, చేతితో తయారుచేయు వస్తు దినుసులకు పన్నులేకుండా చేయాలని, సేల్సుటాక్సు డిపార్టుమెంటు పెట్టు కేసులను న్యాయనిర్ణయమునకు వ్యాపారస్థులు న్యాయస్థానములలో నివేదించు అవకాశము కల్పింపవలెనని ప్రభుత్వము వారిని, వ్యాపారస్థులచే దాఖలు చేయబడు 14 డి ఫారము ప్రకారము పునరుద్ధరణ విధించ వలసినదిగా మున్సిపాలిటీ వారిని కోరుచూ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

పాలకొల్లులో స్త్రీలకు పఠనాలయం

పాలకొల్లు, జనవరి 30:— పాలకొల్లు పురపాలక సంఘంవారు స్త్రీలకు ప్రత్యేకంగా పఠనాలయం గ్రంథాలయం ఏర్పాటుచేశారు.

ఈ గ్రంథాలయానికి శ్రీమతి బంగారు కరుణారావు ప్రారంభోత్సవం గావించారు. మహిళా మండలి అధ్యక్షులు శ్రీమతి సరోజ మదనగోపాల్ అధ్యక్షత వహించారు.

మున్సిపల్ కమిషనర్ శ్రీ ఆర్. రామానుజులు నాయుడు స్వాగతం చెప్పి నివేదిక చదివారు.

శ్రీయుతులు బొర్ల వెంకటసుబ్బారావు, డాక్టర్ ఆచంట పెదగోపాలం, అత్యం నరసింహమూర్తి, బి. వి. రాజగుప్త, కె. కృష్ణమాచార్య, శ్రీమతులు అత్యం సత్యవతీదేవి,పాలన కమలాంబ మహిళలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలన్నారు.

సభాధ్యక్షురాలు శ్రీమతి సరోజా మదనగోపాల్ పురపాలక సంఘంవారు ఉచితంగా స్థలం యిచ్చిన భవన నిర్మాణానికి ప్రయత్నించెద మన్నారు. "ప్రణాళికం ప్రగతి" హైస్కూలు విద్యార్థులచే ప్రదర్శింప బడింది. శ్రీమతి వంకాయల సరోజినీ వందన సమర్పణ చేశారు.

అనాథ శిశువులకు నూతన వస్త్రముల పంపకం

రాజమండ్రి, ఫిబ్రవరి 1:— ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్‌ఫేర్‌బోర్డువారు ఇచ్చిన సుమారు 3 వందలరూపాయల విలువైన నూతన వస్త్రములను, కంబళ్ళను, గిన్నెలు పళ్ళెలు మొదలైనవాటిని విర్మిపాడు ప్రాంత మహిళామండలి అధ్యక్షురాలు శ్రీమతి చిట్టూరి సత్యవతిగారు పేటే ఉదయం పారంగధర అనాథ శిశు సంరక్షణాలయంలోని బాలబాలికలకుపంచిపెట్టారు.

ఈ సందర్భంగా జరిగినసభలో శిశు సంరక్షణాలయం కార్యదర్శిని శ్రీమతి పేరూల మందరమ్మ సంస్థ నిర్వాహణాది విషయాలతో తమ నివేదికను సమర్పించారు.

సీతానగరంబ్లాకు సోషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీమతి కె. అనసూయ, శ్రీయుతులు ఎం. గోదావరి, కె. అప్పారావు, పి. శేషయ్యగార్లు శిశు సంరక్షణాలయం ద్వారా కార్మికబాలబాలికలకు అనాథ బాలబాలికలకు చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. శ్రీ కె సుబ్బారాయ కవి పద్యాలు చదివారు. (మ. వి.)

అయ్యంకి గ్రామంలో విద్యుచ్ఛక్తి

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

అయ్యంకి, ఫిబ్రవరి 1:— కృష్ణాజిల్లా అయ్యంకి గ్రామంలో ఏర్పాటైన విద్యుద్దీపాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రణాళికామంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి నిన్నరాత్రి ప్రారంభించారు. అయ్యంకి గ్రామ పంచాయితీ అధ్యక్షులు శ్రీ మేకల లక్ష్మయ్య స్వాగతపత్రం చదివారు. శ్రీయుతులు రాజులపాటి రామమోహనరావు, గట్టమనేని ప్రసాద్‌గార్లు ఇంకా అనేకమంది కార్యకర్తలు మంత్రిగార్కి స్వాగతం చెప్పారు. పార్లమెంటు సభ్యులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు అధ్యక్షత వహించారు.

విద్యుచ్ఛక్తి శాఖ సూపరింటెండింగు ఇంజనీరు శ్రీ సి. వి. అవధాని, ప్రాంతీయ పంచాయితీల ఇన్‌స్పెక్టరు శ్రీ డి. రంగారెడ్డి, అవనిగడ్డ బి. డి.ఓ. శ్రీ ముక్కామల కామేశ్వర శర్మ ఇతర అధికార్లు అనధికారులు ఈ సభకు వచ్చారు.

మంత్రిగారి గౌరవార్థం విందు జరిగింది.

ఏడాదిలోగా బంజర్లు సాగుచేసేవారికి పట్టాలు

ప్రభుత్వం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య వివరణ

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) చిత్తూరు, ఫిబ్రవరి 1:—

బంజర్లను సాగుచేస్తున్నవారందరికీ ఏడాదిలోగా పట్టాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించినదనీ, దీనికోసం కావలసిన సిబ్బందిని మంజూరు చేస్తున్నారనీ ఇక అపరాధాలు చెల్లించుకొనే బెడద పేదలకు ఉండదని ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య అన్నారు.

ఇక్కడ మొన్న జరిగిన ఒక బహిరంగ సభలో శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు కూడా ప్రసంగిస్తూ దేశానికి చేస్తున్న సేవను కాంగ్రెసు సంస్థ మాత్రమే చేయగలుగుతున్నదనీ, విదేశీయులనేకులకు కాంగ్రెసు ప్రభుత్వాలు చేస్తున్న పని ఆదర్శంగా ఉన్నదన్నారు.

ఆంజనేయ జయంతి ఉత్సవాలు

సామర్లకోట, ఫిబ్రవరి 1:— శ్రీ ఆంజనేయసేవా యువజనసంఘం ఆధ్వర్యాన ఆటివేల అంజనేయ స్వామివారి సంక్రాంతి జయంతి ఉత్సవాలు దేదీప్యమానముగచేసిన విద్యుద్దీపములతో చక్కగా అలంకరించబడిన పందిరిలో రోజూ హరికథలు, బుర్రకథలు, భరతనాట్యములు, భజనలు,వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయబడ్డాయి.

జనవరి 13 న శ్రీ కోదండరామ బాలభక్త సమాజం వారిచే భజన, 14 న శ్రీ వేణుగోపాల బాలికా బుర్రకథదళం(నవర) వారిచే 'సత్యహరిశ్చంద్ర' బుర్రకథ ఏర్పాటు చేసారు. శ్రీ గోలి సత్తిరాజుగారు ఈ పై కార్యక్రమానికైన ఖర్చును భరించారు. జనవరి 15 న సువర్ణహస్త ఘంటా బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ బొల్లోజు వీరేశలింగ భాగవతార్ (అంగర) గారిచే 'నందమయంతి' హరికథ చెప్పబడింది. 16 న శ్రీమతి చిత్రజల్లు రత్నకుమారి గారిచే ఏర్పాటుకాబడిన 'రికార్డింగు డ్యాన్సు' శ్రీ సీతారామలక్ష్మణ ట్రూపు వారిచే నిర్వహింప బడింది. 17 న శ్రీ పంతం పద్మనాభంగారి ప్రోత్సాహంతో ఏర్పాటు కాబడిన 'పల్నాటియుద్ధం' బుర్రకథ, పద్మనాభ బుర్రకథదళం (గొడ్డనాపల్లి) వారిచే చెప్పబడింది. 18 న గొల్లపాలెంలోని భాస్కర దళం వారిచే 'వీరబొబ్బిలి' బుర్రకథ చెప్పబడింది. 19న యువజన నాట్యమండలి (కాకినాడ) వారిచే 'అన్నా చెల్లెలు' నాటకం ప్రదర్శింప బడింది. 20 న శ్రీమతి తోట సత్యవతి భాగవతారిణిగారిచే 'ద్రౌపదీ స్వయంవరం' హరికథ చెప్పబడింది. జనవరి 21 న శ్రీ యార్లగడ్డ సుబ్బారావుగారి ఖర్చుతో శ్రీ సుంకర కృష్ణ మాధవరావుగారి బుర్రకథ దళం(మేడపాడు) వారిచే 'వీరాభిమన్యు' బుర్రకథ చెప్పబడింది.

శ్రీ ఆంజనేయ జయంతి ఉత్సవాలకు పందిరికి అలంకరణ, విద్యుద్దీపముల ఏర్పాటు సామర్లకోటలోని శ్రీకృష్ణ, సౌండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటు వారు ఉచితంగా ఏర్పాటుచేశారు.

గోదావరిడెల్టా రైతుసంఘ సమావేశం

(మన విలేఖరి)

భీమవరం, ఫిబ్రవరి 1:— గోదావరిడెల్టా రైతు సంఘ కార్యవర్గ ప్రథమ సమావేశం శ్రీ భూపతిరాజు సుబ్బరాజు అధ్యక్షతను జరిగింది. రుద్రాయమోడు, మొగదిండి మురుగుకాల్వల త్రవ్వకంలోతొట్టు వెడల్పు తగ్గించి త్రవ్వటం వలన మురుగు వస్త్ర పుబాధ తగ్గదుగనుక 2 ఒరిజినల్ఎస్టిమేట్సు ప్రకారమే త్రవ్వించాలనీ, వెంకయ్య వయ్యేరుకాలువ దిగువ అంచెలలో దాళ్వాపేటకు కావలసిన నీరు నష్టము చేయుటకు విలుగా చినకాపవరం లాకు మట్టం కాలువ మట్టమునకు తగ్గించుటకు తక్షణ చర్యలు తీసు కోవాలని కాలువనులభివృద్ధి చేయాలనీ, పబ్లిక్‌వర్క్సుశాఖ వారిని ఏకగ్రీవంగా కోరుతూ తీర్మానించారు.

ఏలూరు అశోక్‌నగర్‌లో టెలిఫోన్ ఆఫీసు

(మన విలేఖరి)

ఏలూరు, జనవరి 31:— అశోక్‌నగరంలోని సబ్‌పోస్టు ఆఫీసులో టెలిఫోన్ పబ్లిక్ కాల్ ఆఫీసు జిల్లాకాంగ్రెసు కార్యదర్శి శ్రీ వీరమాచనేని వెంకట నారాయణగారు ప్రారంభోత్సవం చేశారు.

ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలకు సబ్ పోస్టుమాస్టరు శ్రీ మూర్తిగారు అల్పాహార విందిచ్చారు.

దివితాలూకా జయపురంగ్రామంలోని పంచాయతీ ఎలిమెంటరీ పాఠశాలా భవనమునకు మంత్రి శ్రీ చంద్రమౌళి శంకుస్థాపన జరుపుతున్నప్పటిఫొటో

కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి

శ్రీ అన్నాదురై ప్రభృతులు ప్రశంస

(మన విలేఖరి)

తెనాలి, ఫిబ్రవరి 1:— "నానాయకుడైన పెరియార్ రామస్వామి నాయకర్ మా కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి ప్రతీక. శ్రీ చౌదరిగారి సందేశాన్ని తమిళనాడులో ప్రచారం చేస్తున్నందుకు నేను గర్విస్తున్నాను" అంటూ ద్రవిడమున్నేట్రకజగం నాయకుడు శ్రీ సి. ఎన్. అన్నాదురై గత శుక్రవారం సాయంకాలం నాగకళామందిర్‌లో జరిగిన 'కవిరాజు' 18వ వర్ధంత్యుత్సవంలో మాట్లాడుతూ అన్నారు.

ప్రముఖంగా జరిగిన ఈ సభలో వేదికమీద ద్రవిడమున్నేట్రకజగం నాయకులు శ్రీ అన్నాదురై, మద్రాసు మేయరు శ్రీ మునుస్వామి, డిప్యూటీమేయరు శ్రీ సెల్వరాజ్, శ్రీ గోవింద స్వామి సినీమానటుడు శ్రీ ఎం. జి. రామచంద్రన్, సినీరచయిత శ్రీ కొసరాజు రాఘవయ్య, ప్రభుత్వ న్యాయవాది శ్రీ చింతమనేని శివరామయ్యచౌదరి, శ్రీ కోడాలి దామోదరయ్య, శ్రీ గోగినేని రంగనాయకులు ప్రభృతులు ఆసీనులయారు. శ్రీ గుర్రం జాషువా అధ్యక్షత వహించారు. నజ్జా వీరయ్యగారి కవిరాజు గేయాల గానంతో సభా ప్రారంభం జరిగింది.

మద్రాసుమేయరు శ్రీ మునుస్వామి తెలుగులో మాట్లాడుతూ, మద్రాసు పౌరుల అభినందనలను తెలిపారు.కవిరాజు వర్ధంతి మనమంతా ఒకే జాతివారమని తెలుసుకోవటానికి తోడ్పడుతుందన్నారు.

ఆహ్వానసంఘం తరఫున మేకా సూర్యనారాయణ, అన్నాదురై, మునుస్వామి, సెల్వరాజ్, రామచంద్రన్‌గార్ల స్వాగతపత్రం సమర్పించారు.

తరువాత మున్నేట్రకజగం నాయకులు శ్రీ అన్నాదురైగారు ప్రసంగించారు. దాన్ని స్వతంత్రపార్టీ సంఘటనా కార్యదర్శి శ్రీ విజయ రాజకుమార్ గారు అనువదించారు.

శ్రీ అన్నాదురై తమ ప్రసంగంలో, కవిరాజు ఆంధ్రలో పాశ్చాత్య సంస్కృతి ఉత్తరాదివారి సంస్కృతులతాకిడికి ఎదురొడ్డి నిలిచిన విప్లవ హేతువాదిఅని, వారివారం హేతువాదమనీ చెప్పారు.

చౌదరిగారి నాటకాలను మద్రాసులో ప్రదర్శింప వలసిందనీ, ఆంధ్ర, తమిళ, కేరళ, కర్ణాటకులు బలయుటకు పోతే తమను ద్రావిడులుగా వర్ణించుకోవాలనీ కోరారు.

సినీరచయిత శ్రీ కొసరాజు, శ్రీయుతులు కొండవీటి వెంకటకవి, ఆబ్రహాంగారలు, సినీనటుడు శ్రీ రామచంద్రన్ ప్రభృతులు కూడా ప్రసంగించారు.

ఉప్పుల సిస్టర్సువారి భరతనాట్య ప్రదర్శనానంతరం సభముగిసింది. సభానంతరం ఆహ్వాన సంఘం తరఫున శ్రీ జగ్గయ్యగారు అతిథులకు నూతనవస్త్ర బహూకరణ చేశారు.

విశ్వకర్మ జయంతి

భారతీయమజాదూర్‌సంఘంవారి ఆధ్వర్యాన విశ్వకర్మ జయంతి వైభవంగా జరుపబడింది. ఉదయం హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టరు శర్మగారు మజాదూర్ సంఘ పతాకారోహణ జరిపారు.

శ్రీయుతులు తారానాథ్, డాక్టరుశర్మ విశ్వేశ్వరశర్మ,కృష్ణమూర్తి,రామాచారి ప్రభృతులు పువన్యసించిన తరువాత కార్యదర్శి తులసీదాసు వందన సమర్పణతో సభ ముగిసింది.

భావసార్ క్షత్రియ యువజనుల సమావేశం

విజయవాడ, ఫిబ్రవరి 1:— భావసార్ క్షత్రియ యువజన పంచాయితీ వారి ద్వితీయ వార్షికోత్సవము శ్రీ ధాయపుల్లె నారాయణమూర్తిగారి అధ్యక్షతన హిందూ హైస్కూలు కొత్తపేట ఆవరణలో జయప్రదముగా జరిగినది.

శ్రీ పాండురంగారావు పతాకావిష్కరణ గావించిరి. అనంతరం సర్వసభ్య సమావేశము జరిగినది విషయనిర్ణయ సభా నంతరం తేనేటి విందు, ఫొటో యేర్పాటు చేయబడినది. పంచాయితీ జాయింట్ సెక్రటరీ శ్రీ వంటోజీ రావు స్వాగతోపన్యాసముతో మహాసభ ప్రారంభించబడినది. శ్రీ గుజ్జరు మూరోజీరావు, శ్రీ ఎస్. వెంకోబరావు, శ్రీ శ్రీరాములుగారు బందుచోడె శ్రీమతి గంగాబాయి, శ్రీ పోకాళి శంకరరావు, శ్రీ ఎస్. సుందరరావు, యితర ప్రముఖులు మాట్లాడారు. దూరగ్రామములనుండి అనేకమంది ప్రతినిధులు, సంఘీయులు సభకు హాజరైరి.

ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ బందుచోడె శంభాజీరావుగారి ధన్యవాదములతో సభజయప్రదముగా సమాప్తమైనది.

నాగినేనిప్రోలు పంచాయతీఎన్నికలు

భద్రాచలం, జనవరి 31:— బూర్గంపాడు తాలూకా నాగినేనిప్రోలు గ్రామపంచాయితీకి యీదిగువవారు ఎన్నికైనారు. బిజ్జం వెంకటేశ్వర్లురెడ్డి (అధ్యక్షులు), దొప్పలపూడి సుబ్బయ్యచౌదరి, వెన్నాచెన్నారెడ్డి, బి. వెంకట్రామారెడ్డి, బందు రామచంద్రరావు యాలంపల్లయ్య,యానపల్లి సమ్మయ్య (హరిజను), చెక్కా తాతయ్య (హరిజను.) గారలు.

హరనాథబాబా దేవాలయంలో దొంగతనం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

భద్రాచలం, జనవరి 29:— ఈనెల మొదటివారంలో స్థానిక హరనాథబాబా దేవాలయమందు జరిగినదని చెప్పబడే బంగారు నగలు దొంగతనం సందర్భంగా కనిగంటి సత్యనారాయణ, కొండావీరయ్య, సిరిరి ఈలమ్మలను స్థానికసబ్‌ఇన్‌స్పెక్టరు శ్రీసోమయ్యఅరెస్టుచేశారు. వారి నుండి దొంగిలించ బడిన ఆస్తిని స్వాధీన పరచు కున్నారని చెబు తున్నారు.

స్థానిక సబ్‌జైలులో రిమాండు నందుంచారు.

కావలెను

హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్‌వారి శ్రీలంకలో ఒకదానికి గృహిణులను కలుసుకునే నిమిత్తం, విజయవాడ విశాఖపట్నములలో, ఒక్కొక్క టవునులో తాత్కాలికముగా పదిమంది స్త్రీలు కావలెను. గ్రాడ్యుయేట్సు అయి వుండి ఈ నగరములలో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత యివ్వబడును. అభ్యర్థినులు తెలుగు, ఇంగ్లీషు ధారాళముగా మాట్లాడ కలిగి వుండవలెను. జీతము : డెమాన్‌స్ట్రేటర్సు : నెలకు రు. 200 — టీమ్ లీడరు నెలకు రు. 250 — ఇంకను దినసరి అలవెన్సు రు. 1—50 న. పై. యివ్వబడును. విజయవాడలోను విశాఖపట్నములోను ఇంటర్‌వ్యూలు జరుగును. సెలెక్టు కాని అభ్యర్థినులతో ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు. కవరుమీద "అప్లికేషను" అని వ్రాసి, దరఖాస్తులు హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్, సోప్స్ డివిజన్, పి. ఒ. బాక్సు నం. 409, బొంబాయి 1 అడ్రసుకు 11—2—61 తేదీ మించకుండ చేరునట్లు పంపవలెను.

టెండరు నోటీసు

లోకల్ లైబ్రరీ అథారిటీవారి ఆధీనములో నున్న బ్రాంచి లైబ్రరీ బిల్డింగు, అవంట యొక్క రిపేరింగులు నిమిత్తం సీలువేసిన టెండర్లు కోరడమైనది.ఎస్టిమేటు రు. 3,400 నూటికి పదవవంతు సెక్యూరిటీ డిపాజిట్ కట్టి, చలానా టెండరుతో జతపరచి ఈ క్రింది అడ్రసుకు 10—2—61 వ తేదీ 4 గం. లలోగా పంపవలసినది. మిగిలిన వివరములకు స్వయముగా గాని, పోస్టుద్వారాగా గాని సంప్రదించవచ్చును. టెండర్లు తి. 10—2—61 సాయంత్రము 5 గం. లకు తెరవబడును.

(సం.) సి. గోవిందరావు,
సెక్రటరీ,

లోకల్ లైబ్రరీ అథారిటీ,ప.గో.జిల్లా, ఏలూరు.

వాణిజ్య పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్

విజయవాడలో యున్న ప్రభుత్వపు సైకిల్ పార్ట్సు యూనిట్‌లోను, ధవళేశ్వరములో యున్న బిల్డర్స్ హార్డ్‌వేర్ యూనిట్‌లోను 1961—62 సంవత్సరములో శిక్షణ పొందగోరు అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఒక్కొక్క యూనిట్‌లో ఆరుమంది అభ్యర్థులకు నెలకు రూ. 30—. (ముప్పది రూపాయల) స్టయిఫండ్‌తో 12 మాసములు శిక్షణ యివ్వబడును.

అర్హతలు :— అభ్యర్థులు దృఢకాయులై 18 నుండి 25 సంవత్సరముల వయో పరిమితిలో యుండవలెయును, తమ మాతృభాషలో చదవను వ్రాయను వచ్చియుండవలెయును. ఆయా వృత్తులకు చెందిన కుటుంబములనుండి వచ్చు అభ్యర్థులకు ప్రత్యేకత చూపబడును. 8 వ తరగతి లేక మూడవ ఫారము వర్కు చదివిన అభ్యర్థుల విషయములో కూడ ప్రత్యేకత చూపబడును.

దరఖాస్తులు యీ క్రింద సుదహరించిన వివరములతో సైకిల్ పార్ట్సులో శిక్షణ పొందగోరు అభ్యర్థులనుండి, సూపరింటెండెంట్, సైకిల్ పార్ట్సు యూనిటు, యిండస్ట్రియల్ ఎస్టేటు, విజయవాడకు, బిల్డర్స్ హార్డ్‌వేర్ యూనిట్‌లో శిక్షణ పొందగోరు అభ్యర్థులనుండి సూపరింటెండెంటు, బిల్డర్స్ హార్డ్‌వేర్ యూనిట్, ధవళేశ్వరము (తూ. గో. జిల్లా) నకును ఆఫీసు పనిచేయు కాలము లోపల తే 8—2—61 సరికి చేరునట్లు పంపవలయును.

వివరములు :
1. అభ్యర్థి పేరు, విరునామా
2. వయస్సు
3. తండ్రియొక్క వృత్తి లేక యుద్యోగము
4. సాధారణ విద్యార్హతలు
5. వృత్తిలో పూర్వానుభవము

స. రా :— ఎట్టి సందర్భములోను దరఖాస్తులు డైరెక్టర్ ఆఫ్ యిండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆఫీసునకు పంపకూడదు.

(2) పై నిబంధనలు తృప్తిపరచని దరఖాస్తులు అంగీకరింపబడవు.

వాణిజ్య పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్

స్థానిక వార్తలు

నూతనగృహప్రవేశ మహోత్సవం

విజయవాడ, ఫిబ్రవరి 1:— విజయవాడ పురపాలక సంఘం మాజీ అధ్యక్షులు, డక్టరు దస్నేటి వెంకటేశ్వరరావుగారు వారు నూతనంగా నిర్మించిన భవనంలో ఇటీవల గృహప్రవేశం అయింది. ఈ ఉత్సవంలో ఆంధ్ర శాసనసభా స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, ఇతర అధికారులు, అనధికారులు, పత్రికా సంపాదకులు పాల్గొని విందారగించారు. శ్రీ దస్నేటి వారు సభికులకు కృతజ్ఞతలు తెలిపారు.

మ్యార్ (పంటరు) అసోసియేషన్

ఇటీవల జరిగిన మార్ (పంటరు) అసోసియేషన్ వార్షికోత్సవంలో పెద్దలు పాల్గొని ప్రసంగించారు. వారి సంవత్సరానికి శ్రీ ఎం. వి. కృష్ణ అధ్యక్షులుగాను, శ్రీ వి. వి. కృష్ణ కార్యదర్శిగాను ఎన్నుకోబడినారు.

శ్రీ ఎన్.టి. రామారావుకు సన్మానం

ప్రముఖ సినీనటులు శ్రీ ఎన్.టి. రామారావు గౌరవార్థం శ్రీ చింతపల్లి వెంకట కృష్ణరావు ఆధ్వర్యాన ఒక సభ జరిగింది. శ్రీయుతులు నార్ల వెంకటేశ్వరరావు, మల్లెల శ్రీరామమూర్తి గార్లు శ్రీ రామారావు నటనా ప్రాభవాన్ని గురించి ప్రసంగించారు.

శ్రీ రామారావు ఉచితరీతిని జవాబు చెప్పారు.

పౌరాణికునికి సన్మానం

విజయవాడ, జనవరి 30:— 2—1—1961 తేదీనుండి శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆర్యవైశ్య కళ్యాణమందిరములో భగవద్గీతాభక్తి తత్వపురాణోపన్యాసాలు గావించిన శ్రీ శ్రీవాసన్న విశారదేత్యాది బిరుదాంకితులు శ్రీ కలగ ఆంజనేయ శాస్త్రుల వారి సన్మానసభకు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారు అధ్యక్షత వహించిరి. శాస్త్రులుగార్కి సువర్ణసింహ తలాటములు సమర్పింప బడినవి.

ఆహ్వానసంఘ అధ్యక్షులైన శ్రీ కాకరపర్తి భావనారాయణశ్రేష్ఠి అధ్యక్షత వహించారు. భావనారాయణగారు తమ పున్యాసములో మనకు వేదములు, శాస్త్రములు, పురాణములు అనేక గ్రంథములున్నవి. వీటన్నిటిని చదివి సారాంశము ను గ్రహించుటకు మానవుని జీవితము చాలదని వీటి అన్నిటి సారాంశమును కృష్ణ భగవానుడు యుద్ధ సమయములో అర్జునునికి బోధించిన భగవద్గీతలోవున్నవని ఆకారణముచేత ప్రతి భారతీయుడు భగవద్గీతను పారాయణము చేసి అందులో చెప్పబడిన విషయము లను ఆచరించినందు వలన ముక్తిని మోక్షమును పొందగల రన్నారు.

పూర్తి భగవద్గీతను చదువలేనివారు ఆంజనేయ శాస్త్రిగారి తాత్పర్యార్థగీతను చదివి ఎక్కువ ఫలితమును పొందగలరన్నారు. శాస్త్రులుగారు భగవద్గీతయొక్క సారాంశమును విపులముగా వివరించిరి. కూనం పూర్ణచంద్రరావుగారి వందన సమర్పణలతో సభ ముగిసినది.

రిపబ్లిక్ విందు

విజయవాడ, జనవరి 30:— పట్టణ పురప్రముఖులు పురపాలక సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీ కాకరపర్తి భావనారాయణ శ్రేష్ఠిగారిచే రిపబ్లిక్ దినోత్సవ సందర్భమున బ్రాహ్మణ వీధిలో యున్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య కళ్యాణమందిరము పై భాగమున అన్ని శాఖలకు చెందిన పురజనులకు దాదాపు 300మందికి అల్పాహారవిందు నొసంగ బడినది. స్పీకర్ డాక్టరు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారు అధ్యక్షత వహించిరి.

జనవరి 26వ, దినము ప్రతిభారతీయుడు పర్వదినముగా భావించి భారతదేశపురోభివృద్ధికి మానవోద్ధరణకు తోడ్పడ వలసినదిగా శ్రీ భావనారాయణ అన్నారు.

అధ్యక్షులు శ్రీ కాళేశ్వరరావు పంతులు గారు ఉపన్యసిస్తూ మనకు లభించినటువంటి స్వాతంత్ర్యము చిరస్థాయిగా వుండుటకు ఐక్యమత్యముతోవుండవలెనని దేశోన్నతికి, మానవోన్నతికి పాటు పడవలసినదని వక్కాణించిరి. శ్రీ కూనం పూర్ణచంద్రరావుగారి వందన సమర్పణలతో కార్యక్రమం ముగిసింది.

వారణాసి బ్రహ్మయ్యగారి సంతాప సభ

గుంటూరు, జనవరి 27:— గుంటూరు అఖిల సాహిత్య కళాభివర్ధక ఆంధ్ర సంసత్ అధ్వర్యాన శ్రీ హరిప్రసాద సంస్కృతి సదనములో సంగీత విద్వాంసులు వారణాసి బ్రహ్మయ్యశాస్త్రిగారి మృతికి సంతాపసభ జరిగింది. శ్రీ పర్వతనేని వీరయ్య అధ్యక్షతవహించారు.

శ్రీమాన్ టి. ఏన్. కె. వి. నారాయణాచార్యులు, శ్రీ బి. రామచంద్రరావుగారలు శ్రీ వారణాసి బ్రహ్మయ్యశాస్త్రిగారి ప్రతిభా విశేషిన్ని వివరీకరించారు.

కార్యదర్శి శ్రీ జంధ్యాల సీతారామశాస్త్రిగారు వందనములు సమర్పించారు.

విజయవాడలో స్టేడియంకు నిధి

లాటరీద్వారా నిధి సేకరించాలని శ్రీ జి. ఎస్. రాజు సూచన

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

విజయవాడ, ఫిబ్రవరి 1:— కళ్లికోట కాలేజి సహాయార్థం నిర్వహింపబడుతున్న కె. సి. ఛారిటీస్ ఫండ్ లాటరీలో ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన శ్రీ కె. రాఘవయ్యగార్కి అభినందనాపూర్వకంగా శ్రీ కిలారి అప్పలస్వామిగారు 30 వేల రూపాయలు ... ... విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఉపాధ్యాయులు శ్రీ జి. ఎస్. రాజుగారు అధ్యక్షత వహించారు. ఈ విందులో శ్రీ పి. రామారావుగారు మాట్లాడుతూ ...

ఈ ఛారిటీస్ ఫండ్ రాఫిల్ ను నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్. ఎస్. మదన్ స్వాగతం చెప్తూ బరంపురంలోగల కళ్లికోట కళాశాల భవనాల నిర్మాణం, ఇంకా క్రొత్త కళాశాలల నిర్మాణం విస్తరణలకు నిధి విరాళాలకు వెళ్లి ఉన్నతమైన్య సభ్యసింపజేసే వారికి అప్పులరూపంలో ఉపకార వేతనాలు ఇవ్వడానికి ప్రణాళికలున్నాయన్నారు. 1958 ఫిబ్రవరి నుండి ఈ రాఫిల్ ద్వారా 20 లక్షలు సేకరించగలిగామన్నారు. ఒరిస్సాలో ఈ కాలేజి రెండవ పెద్ద కాలేజీ అని గత సంవత్సరం శతజయంతి జరుపుకున్నదని చెప్పి దీన్ని విశ్వవిద్యాలయంగా రూపొందించే పథకం ఒకటి వున్నదన్నారు.

శ్రీ జి. ఎస్. రాజు ప్రసంగిస్తూ విజయవాడలో స్టేడియం నిర్మాణానికిగాను ఒక లాటరీని నడిపేందుకు ప్రభుత్వం అనుమతిస్తే చాలా బాగుంటుందని, రాఫిల్ ద్వారా చిన్న మొత్తాలతో పెద్ద పెద్ద నిధులు సేకరించి సాంఘిక సంస్థలను నిర్మించుకోవచ్చన్నారు. డాక్టర్ మదన్ గారు తన సలహాలను ఇవ్వడానికి సిద్ధంగా వున్నానని విజయవాడలో స్టేడియం నిర్మాణానికి రాఫిల్ నడిపితే తోడ్పడగలనని హామీ ఇచ్చారన్నారు.

తర్వాత శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ ప్రభుత్వం లాటరీకు అనుమతి నివ్వక పోవడం శోచనీయ మన్నారు.

ప్రథమ బహుమతి వచ్చిన శ్రీ కె. వి. రాఘవయ్యగారు ఈ సందర్భంలో రెండువేల రూపాయలు కళ్లికోట కాలేజీకి, వెయ్యినూట పదహార్లు విజయవాడలోని మాంటిసోరీ పాఠశాలకు విరాళం ఇచ్చారు. మాంటిసోరీస్కూలు పాలక వర్గం తరఫున డాక్టరు కె. అచ్చమాంబ శ్రీ రాఘవయ్యగారు; కృతజ్ఞత తెల్పారు.

డాక్టర్ మదన్ భద్రాదినిధికి నూటపదహార్లు విరాళంగా ఇచ్చారు.

అల్పాహారవిందు జరిగినది.

సత్తెనపల్లి తాలూకాలో కరువు పనులకై విజ్ఞప్తి

సత్తెనపల్లి, ఫిబ్రవరి 1:— సత్తెనపల్లి తాలూకాలో ఈ సంవత్సరం పంటలు దెబ్బతిన్నందున ఏర్పడిన కరువు పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తెచ్చుటకుగాను తాలూకాలైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, టపుమ ఫ్యాక్టరీ వర్కర్సు యూనియన్ కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యమున తహశీలుదారుగారి వద్దకు రాయబారం వెళ్లిరి. ఈ రాయబారంలో శాసన సభ్యులు శ్రీయుతులు వావిలాల గోపాలకృష్ణయ్య, మందపాటి నాగిరెడ్డి గార్లు వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు ప్రముఖులు అనేకమంది పాల్గొనిరి. పైన పేర్కొన్న ప్రజా సంఘాల తరఫున సమిష్టిగా ఒక మెమోరాండం తహశీల్దారుగారికి సమర్పింప బడినది.

సాయంత్రం గాంధీ చౌకులో శ్రీ ముక్కపాటి మస్తాన్ రావుగారి అధ్యక్షత క్రింద బహిరంగసభ జరిగినది. శాసన సభ్యులు శ్రీ మందపాటి నాగిరెడ్డిగారు మాట్లాడారు.

అచ్చంపేట, బెల్లంకొండ ఫిర్కాలకు శిస్తు రిమిషన్ ఇవ్వాలనీ, సత్తెనపల్లి, పెదకూరపాడు ఫిర్కాలకు వాణిజ్య పంటల పన్నును, పునాస పైరులువేసిన భూములకు శిస్తు రద్దు చేయాలనీ, అన్ని గ్రామాలలోనూ చౌకడిపోలు ఏర్పాటు చేయాలనీ, ఫిర్కాకు మూడుచొప్పున వరిక్రాను కేంద్రాలు నెలకొల్పవలెననీ, కరువు పనులు పెద్ద ఎత్తున ఏర్పాటుచేయవలెననీ, కృష్ణా గోదావరి నదీజలాల సమస్యపై ఆంధ్ర ప్రభుత్వ విధానాన్ని బలపరుస్తూనూ తీర్మానించారు.

మెదక్ జిల్లాలో పొదుపు ఉద్యమం

సంగారెడ్డి, ఫిబ్రవరి 1:— మెదక్ జిల్లాలో జాతీయపొదుపు నిధికి 4,33,074 రూపాయలు సేకరించగలిగామనీ, ఈ జిల్లాకు కేటాయించిన 13 లక్షల రూపాయలను సేకరించడానికి జిల్లా అధికారులు కృషి చేయాలనీ, జిల్లా కలెక్టరు శ్రీ టి. ఎన్. కపూర్ జిల్లా కో—ఆర్డినేషన్ కమిటీసమావేశానికి అధ్యక్షత వహిస్తూ అన్నారు.

జిల్లాపరిషత్తులు, పంచాయితీ సమితులు, కార్యక్రమములనులమలుజరుపడంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను చర్చించగలందులకు ఫిబ్రవరి 17,18 తేదీలలో సంగారెడ్డిలో ఒక గోష్ఠి జరుగనున్నదని కలెక్టరుగారు వెల్లడించారు.



నూతన వధూవరులు నవయుగ ఫిలింసు మేనేజరు శ్రీ కాట్రగడ్డ నరసయ్య, సౌభాగ్యవతి విజయలక్ష్మి.

తెలుగునాడు

రాజోలు

పశ్చిమ జిల్లాలో 3 సంవత్సరాలు ధూమ్ర శకటం పరిశోధనలో "ఆక్వాఫాఫ్" విదేశాలు తిరిగివచ్చిన రాజోలు వాస్తవ్యులు శ్రీ సుస్వర రమణారావుగారిని అభినందించుటకు సి ల్ క స్ స్థానిక బార్ అసోసియేషన్ క్లబ్ లో అల్పాహారవిందు చేశారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వెంపరాల కామేశ్వరరావు, బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ పరాముళ్ళపల్లి రామశాస్త్రి, డాక్టర్ శ్రీ చిన్నం జాజి రాముడారావు, హిందూ ఆంధ్ర ప్రతినిధి పరిధిని శ్రీ కె. వెంకటేశ్వరరావు శాస్త్రి ... శ్రీ రమణారావుగారిని సన్మానం చేశారు.

రాజోలు తాలూకా సఖినేటిపల్లి గ్రామంలో శ్రీ స్వామి సమాజాంతర గీతాపారాయణం శ్రీరామనాయుడుగారింట ఏకాహ్నపారాయణ జరిగినది. శ్రీ స్వామి రాజేశ్వరానందజీ వారి కచేరీలో పాల్గొన్నారు. ఏకాహం నాడు శ్రీ దొంతుల సత్యనారాయణ, రామారావు, సర్వేశ్వరరావు, శ్రీరాములు, సోమసుందరం, శ్రీ మీనుమల శ్రీరాములు, శ్రీ సదాశివ సత్యనారాయణ వార్ల ఆధ్వర్యాన ఘనమైన సమారాధన నిర్వహించారు. శ్రీ సుబ్బరాజు వెంకట సత్యనారాయణ వారి సతీమణి శ్రీమతి వెంకట సుబ్బమ్మ స్వామి పూజా కార్యక్రమం జరిపారు. వారి కుమారుడు శ్రీ గాంధీరాజు భక్తులకు, పేదలకు అన్నదానము చేశారు.

బూరంపాడు

యంగ్స్టార్సు అసోసియేషన్ క్లబ్ సమావేశం క్లబ్ ఆవరణలో జరిగింది. శ్రీ అల్. ఎ. రాజేశ్వరరావు గారిని ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సెక్రటరీగా శ్రీ కె. ఎ. వెంకటేశ్వరరావు కోశాధికారిగా శ్రీ యం. ఎ. బషీర్ నాయ్లు ఎన్నికైనారు.

అంగలూరు

అంగలూరులో ప్రముఖ సంఘ సంస్కర్త శతావధాని, కవిరాజు, బిరుదాంకితులు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి 18 వ వర్ధంతి ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా అంగలూరులో జరిగింది.

శ్రీ రామస్వామిగారి చిత్రపటం బ్యాండువాద్యాలతో ఘనంగా ఊరేగించబడింది. రాత్రి బాలుర హైస్కూలులో శ్రీ దుగ్గిరాల పూర్ణయ్యగారి అధ్యక్షతన బహిరంగ సభజరిగింది. శ్రీ కొడాలి ఉమా మహేశ్వరరావు, శ్రీ శ్రీవాసిల ప్రబోధగేయం పాడారు. డా. వెంకటేశ్వరరావు, శ్రీ దుగ్గిరాల రామకృష్ణయ్య, శ్రీ తాతినేని సీతారామయ్య, శ్రీ కోగంటి చంద్రశేఖర్, శ్రీ దుగ్గిరాల త్రిపురసుందరావు, శ్రీ ఆరెకపూడి నాగభూషణం, శ్రీ కొడాలి ఉమామహేశ్వరరావుగార్లు ప్రసంగించారు.

పామర్రు

రాబోవు సంవత్సరమునకు ఎన్నికలు జరిగెను. అధ్యక్షుడుగా శ్రీ జాస్తి వెంకట నరసయ్యగారు ఉపాధ్యక్షులుగా శ్రీ శిరం వీరబ్రహ్మకవి గారు కార్యదర్శి అండ్ కోశాధ్యక్షులుగా శ్రీ కోగంటి దుర్గా మల్లికార్జునరావు గారు, సభ్యులు— శ్రీయుతులు పెనుమర్తి లక్ష్మీపతిశాస్త్రి, తెలకుమళ్ల రామచంద్రరావు, అడ్డామిల్లి నారాయణరావు, కొత్త భావయ్య చౌదరి, చిట్టూరి రామకృష్ణారావు, పి. రామమూర్తి, అయినంపూడి గురునాథరావు, పి. వి. చలపతిరావు గార్లు ఎన్నుకోబడిరి.

వినుకొండ

నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైతుసంఘ కార్యకర్తల సమావేశం వినుకొండలో పార్లమెంటు సభ్యులు శ్రీచేగిరెడ్డి బాలిరెడ్డి అధ్యక్షతన జరిగింది. శ్రీయుతులు గుట్లపల్లి సుబ్బారావు, వై. ఇన్నయ్య, ఎస్. గోవిందరాజులు, కంచర్ల ఆదిశేషయ్య, ఎ. వి. రంగారావు గార్లు ప్రాజెక్టు సమస్యలపై ప్రసంగించిరి.

నాగార్జున సాగర్ రైతుసంఘ మహాసభ త్వరలో జరుపుటకు శ్రీ బాలిరెడ్డి, శ్రీ సుబ్బారావుగార్లకు తేదీలు నిర్ణయించుటకు అధికారమిస్తూ తీర్మానించారు.

చీరాల

చీరాల మహిళామండలి బాల సంఘముల వార్షికోత్సవము కమిషనర్ సయ్యద్ హుస్సేన్ గారి ఆధిపత్యమున చీరాల మునిసిపల్ హౌస్ థియేటర్ నందు జరుపబడెను. ఉపన్యాసకులుగా (రేడియో అన్నయ్య) ఏడిద కామేశ్వరరావుగారును, ఏ. ఆర్. ఎస్. కళాశాల ఉపన్యాసకులు వి. రాధాకృష్ణమూర్తి గారును, గవర్నమెంటు లేడీ డాక్టరు శ్రీమతి కె. ఇందిరాదేవిగారు బహుమతి ప్రదానము గావించిరి.

శ్రీ కొల్లిపర నాగలింగ దేవరగారి శిష్యురాలు టి. సులోచన గాత్ర కచేరీయును, నాట్యాచార్య సి. హెచ్. ఎస్. ఆర్. ఆంజనేయులు గారి శిష్యురాండ్రు పి. రమ, కె. రాజరాజేశ్వరి దేవి, యు. యశోధర, జె. తులసి, కె. సులేఖ, శాస్త్రీయ కూచిపూడి భరతనాట్యమును బాలసంఘ సభ్యులు విచిత్ర వేషధారణ గావించిరి. కార్యదర్శిని జె. ఎల్. పద్మావతి ధన్యవాదములతో సభ ముగిసెను.

సత్తెనపల్లి

సత్తెనపల్లిలో పట్టణ ప్రజాసోషలిస్టు పార్టీ అధ్వర్యాన గాంధీ చౌకులో నేతాజీ జయంతి సందర్భంలో బహిరంగ సభ జరిగింది. ఆ సభకు జిల్లాపార్టీ నాయకులు శ్రీ అల్లు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. సభలో గుంటూరు పట్టణ ప్రజాసోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ శ్రీ అండే శ్రీమన్నారాయణ, జిల్లాపార్టీనాయకులు శ్రీ సి. హెచ్. మధుసూదనశర్మ గార్లు నేతాజీ జీవితాన్ని గురించి వివరించి ఆనేతకు జోహార్లు అర్పించారు. రాష్ట్ర ప్రజాసోషలిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కపుతా జనార్దనరావు ప్రసంగించారు. పిమ్మట పట్టణ పార్టీ నాయకులు డాక్టరు వేల్పూరి సుందరరావుగారి అభివందనములతో సభ ముగిసింది.

ఖమ్మం

ఖమ్మంజిల్లా కూనపులి సంఘ సమావేశము ఆదిలాబాద్ జిల్లా కూనపులి సంఘ ప్రధానకార్యదర్శి శ్రీ పగిడిమర్రి నారాయణగారి అధ్యక్షతన జరిగినది. ఈసందర్భములో సంఘ అభివృద్ధిని గురించి పలువురు ప్రసంగించిరి.

ఆకివీడు

ఆకివీడు కేంద్ర ప్రాథమికోపాధ్యాయ సంఘ వార్షికోత్సవ సందర్భమున ఉపాధ్యాయ శ్రీ వి. వి. నరసింహారావుగారికి ఘనమైన స్వాగత సన్మానం జరుపబడినది.

ఉదయం ఉపాధ్యాయులకు ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు జరుపబడినవి. మధ్యాహ్నము పట్టణవీధులలో ఊరేగింపు జరిగింది.

శ్రీ యం. నారాయణమూర్తిగారు జాతీయపతాకము నెగురవేసిరి. జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి కె. సుబ్రహ్మణ్యేశ్వరి అధ్యక్షతను, శ్రీయుతులు శ్రీ జె. రంగరాజుగారు సింహాసనం అలంకరించిరి. సంఘ కార్యదర్శి శ్రీ వి. రమణరాజు సరఫరారిపోర్టు నివేదించిరి. శ్రీయుతులు వి. వి. నరసింహారావుగార్కి ఉపాధ్యాయ సంఘం తరఫున సన్మాన పత్రములు రజిత పాత్రలను బహూకరించి సన్మాన పత్రమును సమర్పించిరి. శ్రీ నరసింహారావుగారు, ఉపాధ్యాయులు చేసిన సన్మానమునకు అభినందనములు తెలియపర్చిరి. అనంతరము ఉపాధ్యాయ సంఘ పరిస్థితులను గూర్చి శ్రీ రంగరాజు, జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి కె. సుబ్రహ్మణ్యేశ్వరి, శ్రీ కె. సూర్యనారాయణ, శ్రీ హాట్కారి, శ్రీ పిపోలు వెంకటరాజు, శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీ రమణరాజుగారలు ఉపన్యసించిరి. కార్యకర్తలైన శ్రీ కోపి కృష్ణారావు, శ్రీ టి. వెంకటరత్నం, శ్రీ డి. యల్. పెరుమాళ్ళుగారల కృషిని కార్యదర్శి శ్రీ వి. రమణరాజుగారు ప్రశంసించిరి.

విశాఖపట్నం

విశాఖ రచయితల సంఘం అధ్వర్యాన సుప్రసిద్ధ నవలా రచయితలు శ్రీ బలివాడ కాంతారావు బొంబాయి బదిలీ అయి వెళ్ళుచున్న సందర్భంలో "ఇంద్రధనస్సు మంటపం"లో వీడ్కోలు సభ జరుపబడింది.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులు శ్రీ అబ్బూరి రామకృష్ణారావుగారు సభకు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు బొమ్మకంటి శ్రీనివాసాచార్య, అంగర వెంకటకృష్ణారావు, ఎమ్మానా, గణపతిరాజు, అచ్యుతరామరాజుగార్లు ఉపన్యసించారు. విశాఖ రచయితల సంఘం తరఫున కాంతారావు గారికి కాశ్మీర్ శాలువ బహూకరించబడింది.

శ్రీ బలివాడ కాంతారావుగారు తమకు జరిగిన గౌరవానికి యథారీతిగా కృతజ్ఞతలు తెల్పారు.

ఇంటూరు

తెనాలి తాలూకా ఇంటూరు గ్రామంలో సెంట్రల్ సీనియర్ బేసిక్ పాఠశాలవారు బేసిక్ వారోత్సవ సందర్భమున తృతీయ గ్రంథాలయ వార్షికోత్సవ సభను జరిపిరి. శ్రీ మాధవపెద్ది నాగేశ్వరరావుగారు అధ్యక్షత వహించిరి. బాలికలు రాట్నములు వడికిరి. రిపబ్లిక్ దినోత్సవ సమయాన బాపూజీ సందేశములను అధ్యక్షులవారు వివరించిరి.

తెనాలి

బ్రహ్మశ్రీ శిల్పకళావతంస చింతాడ రఘువాచార్యులుగారికి తెనాలిపట్టణ విశ్వబ్రాహ్మణవిజ్ఞాన సమితి వారిచే శ్రీ యడ్లపాటి వెంకట్రావు అధ్యక్షతన తెనాలి మార్వాడిగుడి బజారులోని మిహాక్షి భవనంలో సన్మానముజరిగినది. పద్మశ్రీ స్థానం నరసింహారావు, శ్రీ కొండూరి వీరరాఘవాచార్యులు (వి.యస్. ఆర్. కాలేజి తెలుగు పండితులు) సిటీ గోల్డు కవరింగ్ వర్క్సు ప్రొప్రయిటరు శ్రీ కె. వి. రమణమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ లిబరల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు శ్రీ లక్కోజు వీరాచార్యులుగారు, శ్రీ మతుకుమల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, శ్రీ ఫణితపు మార్కండేయులు, శ్రీ కాకుమాను సుబ్బారావు, శ్రీ నాగభూషణ సిద్ధాంతిగార్లు ఉపన్యసించిరి. కోగడ బహుసభా సన్మానితులును, బహుబిరుదాంకితులును, శిల్పకళా ప్రజ్ఞాన్వితులును నగు శ్రీ రఘువాచార్యులవారి శిల్పకళా విశిష్టతను గూర్చి కొనియాడిరి.

తెనాలి టౌన్ సైకిల్ రిక్షా ట్రాన్సుపోర్టు యూనియన్ కార్యాలయంలో జరిగింది.

రాబోవు సంవత్సరానికి యీదిగువ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

శ్రీ పిన్నమనేని వీరరాఘవయ్య గౌరవాధ్యక్షులు, శ్రీ అరవపల్లి కోటేశ్వరరావు అధ్యక్షులు, శ్రీ షేకు సాలార్ సాహెబ్ ఉపాధ్యక్షులు, శ్రీ కోటగిరి వీరయ్య ప్రధానకార్యదర్శి, శ్రీ ఐ. వి. జి. క్రిష్ణమూర్తి కార్యదర్శి, శ్రీ కొల్లిపర సత్యనారాయణ ట్రెజరరుగా 12మంది వర్కింగుకమిటీ సభ్యులను ఎన్నుకోవడమైనది.

శ్రీ సీతారామ గానసభ అధ్వర్యాన స్థానికజి.ఎల్.ఎల్.ఐ. శాఖా గ్రంథాలయములో "కర్ణాటకగాన పితామహ 'పురందరదాస వర్ధంతి జరుపబడింది.

అమలాపురానికి శ్రీ బి. ఎస్. మూర్తి రాక

అమలాపురం, జనవరి 27:— కేంద్ర సమాజాభివృద్ధిశాఖ ఉపమంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి ఇటీవల ఇక్కడకు వచ్చారు. మంత్రికి సహకార సెంట్రల్ బ్యాంకి అధ్యక్షులు శ్రీ పెన్మత్స సత్యనారాయణరాజు, శ్రీ పల్లా వెంకటరావు, శ్రీ సి. గంగిశెట్టి, శ్రీ పి. తద్మనాభం, శ్రీ పి. సుబ్బారావు ప్రభృతులు స్వాగతమిచ్చారు.

రాజమండ్రినుండి నరాసరి టెలిఫోన్ లైకర్యాలకై శ్రీ శ్రీపాద బాలశివకుమార ప్రసాదరావు, శ్రీ సి.హెచ్. గంగిశెట్టిగార్లు ఒక విజ్ఞప్తిలో అభ్యర్థించారు. అమలాపురానికి రైల్వే ఔట్ ఏజన్సీ ఏర్పాటు అవసరమని కూడా కోరారు.

ఈ విషయా లన్నిటినీ పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని శ్రీ బి. ఎస్. మూర్తి అన్నారు.

మంగళగిరిసమీపాన లారీ ప్రమాదం: ఒక బాలిక మరణం

(మన విలేఖరి)

మంగళగిరి, ఫిబ్రవరి 1:— టంకురోడ్డున రైసుమిల్లు వద్ద నిన్న ఒక లారీ క్రింద సుమారు ఆరేళ్ళ బాలిక పడి వెంటనే మరణించిందని తెలియజేయబడింది. పోలీసువారు డ్రయివరును కస్టడీలోకి తీసుకున్నారు. శవ పంచాయితీ జరిపించారు, దర్యాప్తు జరుపు తున్నారు.

బాలానంద విహార్

మంత్రి శ్రీ చంద్రమౌళిచే ప్రారంభోత్సవం

విద్యాధరపురం, ఫిబ్రవరి 1:— "బాలానందవిహార్" దుమ్ముగూడెంలో ఇటీవల స్థాపించబడినది. బాలవిహార్ను మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి ప్రారంభిస్తూ ఇలా అన్నారు:

"ఈమ సహకారం తప్పకుండా ఉంటుంది. ఈ విహారనిర్మించిన ప్రభుత్వ స్థలమును బాలానంద సంఘానికి మంజూరుచేయబడగలదని బాలల అభివృద్ధికిగాను ఎట్టి సహకారమ్మైనా ఇవ్వగలం."

భద్రాచలం—సూగారు తాలూకాలకు సంబంధించి నట్టింట వర్తింప చేయుటు ఎంతయో అవసరకత కలదు.

ఏజన్సీ ప్రాంతమునే ముందుకునేవేసుకునా, ఆ ప్రాంతాలకైయిడు భారతదేశ ప్రభుత్వ ప్రాంతంట్నాంయా ప్రాంతాలకే కేటాయించగుటయుండటే శ్రద్ధ వహిస్తాం."

దుమ్ముగూడెం ప్రజలు యిచ్చిన విజ్ఞప్తి పత్రమునకు సమాధానమిస్తూ దుమ్ముగూడెంగి కొండమాగునకు కల్వర్టు వేసేటట్టు వీలుకలిగించుకొనుటకై పల్లింపుగార్కి తాను రాసేదని మంత్రి తెలిపారు. సేవతో నిర్మించే త్వరలో యీ ప్రదేశం జరుపు హామీ చేయుదురు మని అన్నారు.

దేవాలయమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి, పైడి లక్ష్మయ్య, పి.నాగిరెడ్డిజారావు, కృష్ణారావు, ఎస్. వెంకటస్వామి, సత్యనారాయణ, ఆరుముళ రావుగార్లు వెంటరాగా దుమ్ముగూడెం ఆత్మారామస్వామివారి ఆలయానికి విచ్చేశారు.

ఆలయమర్యాదలతో ఆలయ ధర్మకర్తలు ఎస్. పురుషోత్తందాస్, యం. వెంకటేశ్వరరావు, పేరాని రామమూర్తిగార్లు స్వాగతమిచ్చారు.

అనంతరం జరిగిన బహిరంగసభలో శ్రీయుతులు పురుషోత్తందాస్, వెంకటేశ్వరరావు, బొల్లెడ్డి రామం, పైడి లక్ష్మయ్య, వాణి రమణరావు, కి. సుబ్బారావు ప్రభృతులు మాట్లాడారు.

ఏ.ఎస్.ఏ. పద్మనాభంగారి అభినందనలతో సభ ముగిసింది.

రవీంద్ర శత వార్షికోత్సవాలు

వివిధ ప్రదేశాలలో సభలు

1961 రవీంద్ర శతవార్షికోత్సవ సంవత్సరము, ఏడాది పొడుగునా తెనుగుసీమలో ప్రతిచోటా ఏదో ఒకరీతిని ప్రజలు విశ్వకవి ప్రతిభను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. తెనుగువార్కి సుక్కీలి ప్రియమైన సంక్రాంతి పండుగ రోజున తిరుపతిలో లలిత కళాసమితి అధ్వర్యాన రవీంద్ర గోష్ఠి జరిగింది. శ్రీ దొరవతి (డిస్ట్రిక్ట్ మునిసిప్) ముస్సగు పలువురు పుర ప్రముఖులు విచ్చేసిన సభాంగణములో శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ అధ్యక్షతను సభ్యులు విశ్వకవిగా, మహాసీయ తత్త్వ వేత్తగా మహత్తర సౌందర్యోపాసకునిగా రవీంద్రుని అప్రతిమాన కృషిని గురించి చెప్పారు. శ్రీ వెంకటేశ్వర కళాకళాశాల ప్రిన్సిపాల్ యెండమూరి వెంకట రమణ రవీంద్రుని ఆధ్యాత్మిక సాధనను గురించి వివరించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫిజిక్సు డిపార్టుమెంట్ అధ్యక్షులు డాక్టర్ రామచంద్రరావు గొప్ప విద్యా వేత్తగా రవీంద్రుడు విశ్వభారతి ద్వారా వ్యాపింప జేసిన జ్ఞాన దీపికలను గురించి చెప్పారు. సమావేశమున పాల్గొన్న శ్రీ ఆచంట జానకిరామ్ (స్పెషల్ ఆఫీసర్, రవీంద్ర ఉత్సవములు) తెలుగువారికి రవీంద్ర సందేశము ఎంత సన్నిహిత మైనదీ, స్నేహితునిగా గురువుగా రవీంద్రుడు తెలుగువారి సంస్కృతిలో ఎంతటి శాశ్వతమైన మార్పును కలిగించినదీ వర్ణించారు.

కావలిలో

క్రిందటి గురువారం కావలి విశ్వోదయ పరిషత్తు యాజమాన్యమున కావలి కళాశాల సభాభవనంలో సభ జరిగింది. ప్రిన్సిపాల్ శ్రీ పట్టాభిరామరెడ్డి రవీంద్రుని బహుముఖ ప్రజ్ఞను గురించి ఉపన్యసించారు. కవిగా రవీంద్రుని ప్రతిభను గురించి, శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి రమ్యంగా మాట్లాడారు. రవీంద్రుని యెడల తెలుగువారికి గల ప్రత్యేకాభిమానమును గురించి వివరిస్తూ తెలుగు సారస్వతముపైన మొత్తము నేటి తెలుగు సంస్కృతి పైన ప్రసరిన రవీంద్ర ప్రభావాన్ని గురించి శ్రీ ఆచంట జానకిరామ్ చెప్పారు. శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రప్రథమమున విశాఖ పట్టణములో కలసికొనినపుడు రవీంద్రుడు నాయుడుగారి ప్రతిభను గుర్తించి రసాస్వాదనమున తన్మయుడైన యుదంతాన్ని వర్ణించారు. ద్వారం భావనారాయణ, శ్రీ కె. వి. రమణారెడ్డి రవీంద్రుని అంతర్యామిత్వభావాన్ని శ్లాఘిస్తూ ఉపన్యసించారు. గీతాంజలి ప్రత్యేకతను గురించి ప్రొఫెసర్ రామచంద్రరావు చెప్పారు. సభ చాలా జయప్రదంగా జరిగింది.

చిత్తూరులో

చిత్తూరు జిల్లాలో రవీంద్ర శతవార్షికోత్సవము మొన్న ఆదివారం సాయంత్రం థియోసాఫికల్ లాడ్జిలో జరిగిన రవీంద్ర గోష్ఠితో ప్రారంభమైనది. ఒకప్పుడు శాంతినికేతన విద్యార్థిగా రవీంద్రునితో విశేష పరిచయ భాగ్యమును కలిగిన శ్రీ రఘోత్తమాచా గోష్ఠికి అధ్యక్షత వహిస్తూ విశ్వకవిని గురించి విపులంగా చెప్పారు. తరువాత మాట్లాడుతూ శ్రీ ఆచంట జానకిరామ్ రవీంద్రుని సందేశము ఎటువంటి నవ చైతన్యాన్ని కలిగించి ఆదర్శ జీవులుగా చేయగలదో నిరూపించారు. "ఏకొందరి యందోగాని భక్తిని చూపజాలని గుడిపాటి వెంకటచలం వంటి వారికి క్రొత్త రూపకలిగినది గీతాంజలి మహాకావ్యము" అని చెపుతూ రవీంద్రుడు చిన్న చిన్న వాక్యాలలో మిక్కిలి కృష్టంగా ఎంతో గొప్ప సత్యాలను తేట తెల్లము చేయగల రీతిని వర్ణించారు శ్రీ జానకిరామ్. రవీంద్ర కవితను గురించి శ్రీ గొల్లపూడి మారుతీరావు అమూల్యంగా వరిశీలించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. రామస్వామి, ప్రముఖన్యాయవాది వి. కె. రాజగోపాలన్ మున్నగు పురప్రముఖులున్నూ గోష్ఠిలో పాల్గొన్నారు. మహిళాభ్యుదయ శాఖ సభ్యుల 'జనగణమణ' జాతీయగీత గానములో సభ ముగిసింది.

గుంటూరులో

మంగళవారము సాయంత్రము గుంటూరు హిందూ కళాశాల సభా భవనములో జిల్లాకలెక్టర్ అధ్వర్యాన గోష్ఠసభ జరిగినది. సభా మంటప మధ్య భాగాన్ని అలంకరించిన రవీంద్ర పటమును పుష్పమాలలతో నలంకరిస్తూ రవీంద్ర శతవార్షికోత్సవాల ప్రాముఖ్యతను గురించి "అమరేంద్ర" సభికులకు వివరించారు. ప్రత్యేక ఆహ్వానముపై ఈసభలో పాల్గొన్న శ్రీ ఆచంట జానకిరామ్ ఒక తరము తెలుగువారిని ఎంతగా కదిలించినది రవీంద్రసందేశము నేటి మన తెనుగు నిత్యజీవితములోని అంద చందాలను ఎంతగా తీర్చి దిద్దినది విశదపరచారు. "రవీంద్ర సాహిత్యము ఒక ముత్యాల మహాసముద్రము, చేయిముంచితేచాలు పిడికెడుముత్యాలుదొరుకుతవిమనకి, ఎల్లప్పుడూ" అన్నారు, శ్రీ జానకిరామ్ కొన్ని రవీంద్ర రచనలకు తాము చేసిన తెలుగు అనుసరణను వినిపిస్తూ. రవీంద్రుని ఆధ్యాత్మిక సాధనను గురించి వారి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని గురించి శ్రీ పిల్లలమర్రి హనుమంతరావు మున్నగువారు చక్కగా ఉపన్యసించారు. శ్రీ 'అమరేంద్ర' వందన సమర్పణతో సభాకార్యక్రమం పూర్తి అయినది.

జాతీయ కార్మికసంస్థ సభలు

రాజమండ్రి, జనవరి 28:— అఖిలభారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనుబంధం చేయబడిన తూర్పుగోదావరి జిల్లా లోని అన్ని కార్మిక సంఘాల సాధారణసభ నేటి ఉదయం శ్రీ వీరేశలింగంపురమందిరంలో ఆంధ్ర ఐ. ఎన్. టి. యు. సి. అధ్యక్షులు శ్రీ వేదుల జగన్నాథరావు అధ్యక్షతన జరిగింది.

13 యూనియన్లలోని ప్రముఖకార్యకర్తలు కార్మికులు సుమారు మూడువందలమంది ఇందులో పాల్గొన్నారు.

అధ్యక్షత వహించిన శ్రీ వేదుల జగన్నాథరావు తమ ప్రసంగంలో ఇలా అన్నారు.

స్వాతంత్ర్యానంతరం కార్మికులు నానావిధాలుగా నష్టపోయినారని జాతీయ కార్మికసంస్థ ఆధ్వర్యాన ... కార్మికులు సుసంఘటితులు కావాలన్నారు. కార్మికులకు ప్రభుత్వంతో సహకరించాలన్నారు. కార్మికులు ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రాతినిధ్యం పొందవలెనన్నారు.

ఆంధ్ర ఐ. ఎన్. టి. యు. సి. కార్యదర్శి శ్రీ ఎం.వి. సోమసుందరం, ఆంధ్రప్రదేశ్ జాతీయ కార్మిక సంఘాధ్యక్షులు శ్రీ కె. దుర్గారావు, సి. సుబ్బయ్య డి.సర్క్యూలర్, ఐ.ఎన్.టి.యు.సి. ఎ.యూనియన్ అధ్యక్షులు శ్రీ సుందరరాజు మహిళా శిబిరం, నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేమెన్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ సి. ఎ. సుబ్బారావుగార్లు జిల్లాలోని వివిధ పరిశ్రమలలోని కార్మిక సంఘాల యొక్క, కార్మికుల యొక్క స్థితిగతులను గురించి ప్రసంగించారు.

తూర్పుగోదావరిజిల్లా ఐ. ఎన్. టి. యు. సి. కార్యవర్గంలో యీ క్రిందివారు ఎన్నికోబడ్డారు.

శ్రీ ఎం. వి. సోమసుందరం, అధ్యక్షులు; శ్రీ పి. సాంగ్రేశ్వరం, శ్రీ వి. వి. సుబ్బారావు గార్లు ఉపాధ్యక్షులు; శ్రీ పలివెరిగి రామారావు ప్రధాన కార్యదర్శి; శ్రీ పొలాటి అప్పారావు, సహాయ కార్యదర్శి. ఐ. ఎన్. టి. యు.సి.కి అనుబంధం చెయ్యబడ్డ అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యనిర్వాహక వర్గ సభ్యులు.

ప్రఖ్యాత నాదస్వర విద్వాంసులకు సన్మానం

రాజమండ్రి, జనవరి 28:— అంబూరు వాస్తవ్యులు ప్రముఖ నాదస్వర విద్వాంసులు శ్రీ అభిరామ సుందరంపిళ్లెగారి శిష్యులు అయిన శ్రీ కె. పి. శివామణి, శ్రీ రాజగోపాల్ నార్లను గౌతమీ గ్రంథాలయంలో రాజమండ్రి పట్టణంలోని సంగీత ప్రియులు సన్మానించారు. శ్రీ రవణం శ్రీరాములు అధ్యక్షత వహించారు. గ్రంథాలయ కార్యదర్శి శ్రీ తెన్నేటి రామశంకరం స్వాగతం చెప్పారు. శ్రీ పెన్మాడ వెంకటాద్రిగారు సన్మాన పత్రం సమర్పించారు. శ్రీ జిల్లా సుబ్బారావు, రంప శంకరశాస్త్రి, శ్రీ అవసరాల కామరాజు ప్రభృతులు నాదస్వర విద్వాంసుల ప్రతిభను మెచ్చుకుంటూ ప్రసంగించారు.

సన్మానితులైన విద్వాంసులు శ్రీ సి. ఎం. మునిరామయ్య (పెద్దతిరుపతి), శ్రీ పి. మునిస్వామి (బెంగుళూరు) గార్లు (డోళ్ళు) సహాయంతో గొప్ప నాదస్వర కచేరీ సంగీత విద్వాంసులను, సంగీత ప్రియులను ఆనందాబ్ధిలో ఓలలాడించారు.

విద్యార్థి పరిషత్ తీర్మానాలు

వాల్తేరు, ఫిబ్రవరి 1:— అఖిల భారతీయ విద్యాపరిషత్ కార్యవర్గము శ్రీ పి. యస్. రామిరెడ్డిగారి అధ్యక్షతను జరిగింది. ఈ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు:

ఆంధ్ర ఆస్థాన కవి శ్రీ శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రిగారి మరణానికి సంతాపం తెలుపుతూ తీర్మానించిరి.

విద్యార్థులలో నేడు లోపించియున్న క్రమశిక్షణ, జాతీయభావ, జాతీయ శీలములు, ధార్మికమైన, మతవిషయకమైన బోధనల ద్వారా అధిగమించవచ్చునుగాన వానిని విశ్వవిద్యాలయములలో నిర్బంధముగా ఏర్పాటు చేయవలయునని కోరుతూ తీర్మానించిరి.

ప్రభుత్వము తలపెట్టిన 'నిర్బంధ సేవా విధానము', విద్యా సముపార్జనా వ్యాసంగంలో దెబ్బతీయుటకు అవకాశముండుటచే ఆ కార్యక్రమమును పూర్తిగా ఆపివేయుటను కోరుచూ తీర్మానించిరి.

సమావేశము కార్యదర్శి శ్రీ పి. ఎం. క్రిష్ణ వందనములతో ముగిసినది.

మహాశివరాత్రి యాత్రికులకు హెచ్చరిక

గుంటూరు, ఫిబ్రవరి 1:— గుంటూరు జిల్లాలో, కోటప్పకొండ, గోపాడ వద్ద జరుగనున్న మహాశివరాత్రి తిరునాళ్లకు రాదలచిన యాత్రికులు అందరు, టీకాలు, కలరా, యింజక్షను, ఆరోగ్య శాఖాధికారుల వద్ద ఉచితముగా వేయించుకొని, వారిచే యివ్వబడు సర్టిఫికేట్లు పొందియుండవలయును. లేనిపక్షములో ఆ అంటువ్యాధులకు గురియగు ప్రమాద మున్నదని యాత్రికులకు యిందుమూలకముగా తెలియపరుచుచున్నామని గుంటూరుజిల్లా హెల్తు ఆఫీసర్ డాక్టర్ జి. ఎ. సుబ్బారావుగారు ప్రకటిస్తున్నారు.

శ్రీ ఎన్. టి. రామారావుకు సన్మానం

సామర్లకోట, ఫిబ్రవరి 1:— ఆంధ్రనాటక కళాసమితి అధ్వర్యాన జనవరి 22వ సామర్లకోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ సెకండరీ పాఠశాల క్రీడాస్థలంలో ప్రఖ్యాత సినీనటుడు శ్రీ నందమూరి తారక రామారావుగారిని ఘనంగా సన్మానించిరి. ఈ సన్మాన సభలో ముప్పైవేలమంది ప్రజలు పాల్గొన్నారు. సన్మాన సభకు ఆంధ్రవిశ్వ విద్యాలయం రిజిస్ట్రారు శ్రీ కూర్మా వేణుగోపాలస్వామిగారు అధ్యక్షత వహించారు.

శ్రీ రామారావుగార్ని రథంవిూద వూరేగించి, బ్యాండు మేళముతో సభాస్థలికి తీసుకొచ్చారు. సన్మానసభలో ఆంధ్రనాటక కళాసమితితో పాటు సంస్థలు, వ్యక్తులు సుమారు 60 సన్మాన పత్రాలనుచదివి శ్రీ రామారావుగార్నిసత్కరించారు రిజిస్ట్రారు శ్రీ గోపాలస్వామి శ్రీ రామారావుగార్ని ముచ్చటించారు. శ్రీ రామారావుగారు సామర్లకోట ప్రజ తనకిచ్చిన అఖండ స్వాగతానికి, సత్కారానికి కృతజ్ఞత ప్రకటించారు. సభలో డాక్టరు బేతిన వీర్రాజుగారు, శ్రీ ఉండిమీటి రాధాకృష్ణగారు కూడా మాట్లాడారు.

ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు శ్రీ కుందుం వీర్రాజుగారు శ్రీ రామారావుగారికి సమితి తరఫున ఒక వెండి సువర్ణపేటికను కానుకగా సమర్పించారు.

కళాసమితివారు "దంత — వేదాంతం" అను నాటకను ప్రదర్శించారు.

శ్రీ పాతూరి మధుసూదనరావుకు సన్మానం

భీమవరం, ఫిబ్రవరి 1:— శ్రీ పాతూరి మధుసూదనరావుగారిని భీమవరంలో వర్తకసంఘ భవనంలో వివిధ సంస్థల పక్షాన ఘనంగా సత్కరించారు. సత్కార సభకు శ్రీ రవీంద్ర సారస్వతసమాజ అధ్యక్షులు శ్రీ తటవర్తి కృష్ణమూర్తిగారు అధ్యక్షత వహించారు. సుహృత్ పరిషత్ ప్రధానులు శ్రీ చెరుకువాడ వెంకట సుబ్బారావుగారు స్వాగతంచెప్పి పరిచయం చేశారు. ఆహ్వానసంఘం తరఫున శ్రీ జోశ్యుల అచ్యుతరామయ్యగారు సన్మాన పత్రం సమర్పించారు.

శ్రీ ఆర్. గురుస్వామిమొదలియార్ నాటకవర్గం, కాశ్మీర్ శాలువాలు యిచ్చిసత్కరించారు. శ్రీ తటవర్తి వెంకన్నగుప్త, బొండా శ్రీరామమూర్తి, బొండా నాగేశ్వరరావు గారలు రజతపాత్రలు శాలువలతో సత్కరించారు. ఆహ్వానసంఘం వారు కనకాభిషేకంచేసి వెయ్యినూటపదహార్లు సమర్పించి సత్కరించారు.

శ్రీయుతులు ధూళిపాళ అర్కసోమయాజులు, పోడూరి జోగయ్య, గరికపాటి జోగయ్య శర్మ, మార్తెళ్ల కృష్ణమూర్తి, పురాణం సుభద్రమ్మగారలు ప్రసంగించారు. ఉచితరీతిని మధుసూదనరావుగారు తమకృతజ్ఞత వెల్లడించారు.

ఆహ్వానసంఘ కన్వీనరు శ్రీ బోణం సనిరాజుగారు కృతజ్ఞతాభి వందనములు సమర్పించిన పిదప శ్రీ మధుసూదనరావుగారు కన్యకాపరమేశ్వరి కథాగానం చేశారు.

నర్సీపట్నంలో ఆటలపోటీలు: కపాడీలో గంగాధర 'ఏ' గెలుపు

నర్సీపట్నం, ఫిబ్రవరి 1:— విశాఖజిల్లా నర్సీపట్నంలో సంక్రాంతిఆటల పోటీలు "క్రీడా మైదాన్" లో 15నుండి 19 వరకుజరిగాయి. మైదానమంతావిద్యుత్తోరణముతో శోభాయమానంగా అలంకరించబడింది పట్నం నలుమూలలనుండి వేలాది ప్రేక్షకులు వచ్చారు. ఆ నాలుగు రోజులు మైదానమంత ఎడతెగని ప్రజా సమూహాముతో తీర్థయాత్రగా సాగింది.

బ్యాట్మెంటన్ కు సుమారు పది టీములు వారు పాల్గొన్నారు. చెడుగుడు పదిహేను టీములు పాల్గొన్నారు. కబాడీ విన్నర్సు గంగాధర ఏ. రన్నర్సు గంగాధర బి. బ్యాట్మెంటన్ కోరుట్ల విన్నర్సు. జంగేడు రన్నర్సు.

శ్రీ జి. వీరభద్రం, శ్రీ సి. మాణిక్యం, శ్రీ కె. కొండయ్య, శ్రీ ఆర్. అప్పలనాయుడు గార్లు నిర్వహించారు. మహాసభకు ఫారెస్టు రేంజిర్ శ్రీ బి. సూర్యనారాయణ బి. యస్. సి. గారు అధ్యక్షత వహించారు. డిప్యూటీసూపరెండెంట్ అఫ్ పోలీసు శ్రీ డి. రాజగోపాలరావు బి. ఎ. గారు సభను ప్రారంభిస్తూ పోటీలయొక్క అవసరాలను వ్యాయామ శిక్షణకు ఈపోటీలు చాలా అవసరమంటూ ఉపన్యసించారు. యస్. ఇ. ఓ. ఉభయ శ్రీ సరస్వతిబాయి గెలుపొందినవారికి బహుమతులు పంచారు. ఆహ్వాన సంఘ కార్యదర్శి శ్రీ కె. కొండయ్య పట్టణములోని విద్యావంతులు, పెద్దలు, ఉన్నత ఉద్యోగులు ఈపోటీలకు విరాళములు ఇచ్చి తోడ్పడినందులకు ఆహ్వాన సంఘం తరపున అభివందనాలు తెలిపారు. యీ జయ జయ ధ్వానాలతో సభ ముగిసింది.

అనిగండ్లపాడులో విద్యుద్దీపముల ప్రారంభం

అనిగండ్లపాడు, జనవరి 27:— శ్రీ పిడతల రంగారెడ్డి ప్లానింగు శాఖామాత్యులు అనిగండ్లపాడు గ్రామమున విద్యుద్దీప ప్రారంభమునకై విజయవాడ నుండి బయలుదేరి మార్గమధ్యమున నందిగామ, మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ గ్రామాదులలో వూరేగింపులు, పంచాయితీ అధ్యక్షులు స్వాగతపత్రములు సమర్పించిరి. వాటికి మంత్రిగారు సంతృప్తికరముగా సమాధానములు యిచ్చిరి. వారివెంట శ్రీ పేట బాపయ్య, కాకాని వెంకటరత్నం, రేపాలబుచ్చిరామిరెడ్డి, శ్రీ షేషయ్య శ్రేష్ఠి వాశిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్, కె. ఉమామహేశ్వరరావు, వి. సూర్యనారాయణ, కె. విశ్వనాథం ప్రభృతులు విచ్చేసిరి.

రాత్రి అనిగండ్లపాడు గ్రామమున మంత్రిగారు వీధి విద్యుద్దీపములను వెలిగించిరి. బహిరంగ సభ జరుపబడెను. సభ శ్రీ వుండె మొదల నాగభూషణంగారి ప్రార్థనతో ప్రారంభించబడెను, శ్రీ రేపాల బుచ్చిరామ శ్రీ శేషయ్య శ్రేష్ఠిగారి పరిచయ వాక్యములు పల్కిరి. ఈ సభకు అధ్యక్షత శ్రీ కాకాని వెంకటరత్నంగారు వహించిరి. అనిగండ్లపాడు పంచాయితీ అధ్యక్షులు సన్మాన పత్రమును సమర్పించిరి.

గుమ్మడిదుర్రు, సోమవరం, పంచాయితీ అధ్యక్షులు కూడా సన్మాన పత్రములు సమర్పించిరి. శ్రీయుతులు కాకాని వెంకటరత్నం, పేట బాపయ్య ప్రభృతులు ప్రసంగించారు.

రాజమండ్రిలో ఫల, పుష్ప ప్రదర్శనం

రాజమండ్రి, జనవరి 27:— రాజమండ్రి మునిసిపల్ గార్డెనులో నేటి ఉదయం మునిసిపాలిటీ అధ్వర్యాన ఏర్పాటు చేయబడిన ఫల పుష్ప ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు కర్నల్ డి.ఎస్. రాజుగారు ప్రారంభోత్సవం చేశారు. ఇలాంటి దృశ్యాని ఉద్యానవనాలు, ప్రదర్శనలు సమయుకి ఆహ్లాదం కలిగించటమే కాకుండా కారేకరంగా ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని చెప్పారు.

ప్రదర్శనకమిటీ కార్యదర్శి, మునిసిపల్ కమీషనర్ శ్రీ జకీర్ అహ్మద్ వందన సమర్పణ గావించారు. మునిసిపల్ చైర్మన్ శ్రీ వివరిత నరసింహం అధ్యక్షత వహించారు. ఈ ప్రదర్శనం నేటినుంచి నాలుగురోజులు జరుగుతుంది.

గుంటూరు జిల్లా ప్రజాసోషలిస్టుల తీర్మానాలు

సత్తెనపల్లి, జనవరి 28:— గుంటూరు జిల్లా ప్రజాసోషలిస్టుపార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం సత్తెనపల్లిలో జరిగినది. శ్రీ సి. హెచ్. మధుసూదనశర్మ అధ్యక్షత వహించారు. ఈ క్రింది తీర్మానములు ఏకగ్రీవముగా ఆమోదించిరి.

రాష్ట్ర పార్టీ సమావేశము ఫిబ్రవరిలో విజయవాడలోగాని, రాజమండ్రిలోగానిజరుపుటకు సన్నాహాలుచేయుమని ఈ సభకు హాజరైన రాష్ట్ర పార్టీ నాయకులైన శ్రీ కాతా జనార్దనరావు గారిని కోరారు.

నర్సరావుపేటలో ఒక ఫైర్ స్టేషన్ను స్థాపింపవలసినదిగా ప్రభుత్వముకోరడమైనది.

కీర్తిశేషులైన ఆస్థానకవి శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారు, శ్రీమతి ఎలిజబెత్ రాయిగార్ల మృతికి తమ గాఢ సంతాపాన్ని ఈ సభవారు వెలిబుచ్చారు.

కోస్తా ఆంధ్ర హోమియో సంఘం

రాజమండ్రి, జనవరి 31:— కోస్తా ఆంధ్ర ప్రాంతీయ ఆంధ్రప్రదేశ్ హోమియోపతి మెడికల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు డాక్టర్ పోలా ప్రగడ జనార్దనరావు అధ్యక్షతను జరిగింది.

కవి సార్వభౌమ శ్రీ పాదకృష్ణమూర్తిశాస్త్రిగారి మరణానికి, డాక్టర్ ఎస్. సూర్యారావు (గుంటూరు), పి. ఎస్. హనుమంతరావు (బెజవాడ) గార్ల మరణాలకు సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాలు చేశారు.

ఆలిండియా హోమియోపతి మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఆర్. మిశ్రా అధ్యక్షతను ఫిబ్రవరి 2, 3 తేదీలలో మహాసభలు జరపటానికి నిర్ణయిస్తూ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫారంలో 1. క్లాజు తొలగించవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానించారు.

నూతన సంవత్సరానికి ఎన్నికలు జరిగినవి. డాక్టరు ఎం. రామకృష్ణారావు, రాజమండ్రి అధ్యక్షులు, డాక్టర్ బి. ఆదినారాయణ ఎం. ఎల్. ఏ. (విజయనగరం), ఉపాధ్యక్షులు డాక్టర్ పి. యస్. కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి, డాక్టర్ టి. వరాహస్వామి సహాయ కార్యదర్శి, డాక్టర్ కె. ఆర్. బి. శంకరరావు కోశాధికారి, డాక్టర్ ఎస్. గోపాలకృష్ణపాత్రో (శ్రీకాకుళం), సూర్యనారాయణ (విజయనగరం) డి. ఎస్. వెంకటపతిరాజు (ద్వారపూడి) తేతలి శీతారామయ్య (తణుకు) బి. దేవదానం (విజయవాడ). కె. లింగం (నెల్లూరు), గార్లు సభ్యులు.

డాక్టర్ జి. వి. భట్టు వందన సమర్పణ గావించారు.

తల్లాడలో ఆటల పోటీల ఏర్పాట్లు

ఖమ్మం, ఫిబ్రవరి 1:— ఖమ్మంజిల్లాలోని 'తల్లాడ' కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర యూత్ క్లబ్బు అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఆటలపోటీలు నిర్వహించడానికి పెద్దయెత్తున సన్నాహాలు జరుగుతున్నాయి.

బ్యాడ్మింటన్ పైవర్సు, మరియు డబుల్స్, వాలీబాల్ (6)కబడ్డీ (7) ఆటలు యీపోటీలలో వుంటాయి. విజేతలకు విలువగల షీల్డు కప్పులు మిగతావారికి మరికొన్ని ప్రత్యేక బహుమతులు కూడా ఈయుటకు నిర్వాహక సంఘం నిశ్చయించింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పై ఆటలలో నైపుణ్యం గల ప్రతిజట్టు ఫిబ్రవరి నెం 11 తేదీలోగా తమ దరఖాస్తులను టోర్నమెంట్సు కమిటీ అధ్యక్షులు శ్రీ వి.రాధాకృష్ణమూర్తి గారికి 'తల్లాడ' పోస్టుకు పంపుకోవాలి. పోటీలలో పాల్గొనే బయట టీముల వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలు యేర్పాటు చేయబడగలవని ప్రకటించబడింది.

బ్యాడ్మింటన్ ఆటలకు వరుసగా రు. 10— రు. 5 — వాలీబాల్ కు రు. 10 —లు, కబడ్డీకి రు. 10 —లు ప్రవేశరుసుము చెల్లించాలి. ఆటలపోటీలు 18 ఫిబ్రవరి నుండి 21 ఫిబ్రవరి వరకు మూడురోజులు జరుగుతాయి. ఖమ్మం జిల్లాపరిషత్తు అధ్యక్షులు శ్రీ జలగం వెంగళరావు పోటీలకు ప్రారంభోత్సవం చేస్తారు.

ఆటలపోటీల యేర్పాట్లను శ్రీయుతులు వి. మధుసూదనరావు, వి. చంద్రమౌళిగార్లు పర్యవేక్షిస్తున్నారు.

వరహాలుగెడ్డ-గంగువాడ డాం ఆయకట్టుదార్ల సభ

పెర్కిలి, జనవరి 27.— కాశీబుగ్గ సమితి కేదారి పురం గ్రామంలో శ్రీకాకుళం జిల్లా రైతు కాంగ్రెసు కార్యదర్శి శ్రీ బి. యం. రెడ్డిగారి అధ్యక్షతను కాశీబుగ్గ సమితి కేదారిపురం అవులకుడియూ బంటు కొత్తూరు బ్రాహ్మణ తర్లా పంచాయితీలకు చెందిన వరహాలుగెడ్డ — జంగువాడ ఆయకట్టుదార్ల సభ జరిగినది.

వరహాలుగెడ్డపైని గంగువాడ గ్రామం వద్దను డాం నిర్మించి తద్వారా గొల్లచెరువు తాళ్ల చెరువు, బీల్ల చెరువు, మరియు కొన్ని చెరువుల క్రిందను గల సుమారు 1500 యకరముల సేద్య భూములకు స్థిరమైన జలాశయములు కలుగ చేయవలెనని ఆంధ్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్సు మంత్రి గారిని అభ్యర్థిస్తూ తీర్మానించారు.

తిరుపతిలో లలితకళల క్షేత్రం

ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి సూచన

తిరుపతి, ఫిబ్రవరి 1:— ('ఆంధ్రప్రభ' ప్రత్యేక ప్రతినిధి)

"తిరుపతి పట్టణానికి దేశం మొత్తంమీద వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ వున్నారు. ఈ పట్టణం విద్యారంగంలోనే కాకుండా సాంఘిక, వైజ్ఞానిక రంగాలలో కూడా హెచ్చుగా అభివృద్ధి చెంది ఆంధ్రదేశ సంస్కృతికి ప్రచార నిలయంగా అభివృద్ధి చెందాలని అభిలషిస్తున్నాను. ఇందుకు తిరుపతిలో ఒక లలితకళల అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించాలని పురపాలక సంఘాన్ని కోరుతున్నాను" అని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య అన్నారు.

తిరుపతిలో ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య, పబ్లిక్‌వర్క్సుశాఖ మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, పురపాలకసంఘ సభ్యులు విందుసన్మానం చేశారు. ఈ సమావేశానికి పురపాలక సంఘ అధ్యక్షుడు శ్రీ పి. మునిరెడ్డి అధ్యక్షత వహించారు.

వాషింగ్టన్, జనవరి 30:— వైమానిక వ్యవహారాలను తదితర వ్యవహారాలను చక్కగా వుంచడానికి ప్రత్యేక సహాయోద్యోగిగా ప్రెసిడెంట్ కెన్నడీ నేడు శ్రీ ఫ్రాంక్ ఓ. లిప్ అనే 44 ఏళ్ల వ్యక్తిని నియమించారు.

ఆఫ్రికాదేశాల సమస్యలపై సదస్సు

ఫిబ్రవరి 17 న ఢిల్లీలో ప్రధానిచే ప్రారంభం

న్యూఢిల్లీ, జనవరి 31:— ఆఫ్రికాదేశాల ప్రజలకు సంబంధించిన సమస్యలను చర్చించడానికై ఇక్కడ ఫిబ్రవరి 17 వ తేదీని ఒక సదస్సు జరుగుతుంది. దీనిని ప్రధాని నెహ్రూ ప్రారంభిస్తారు. ఈ సదస్సులో డాక్టర్ సి. కె. రామస్వామి అయ్యర్, సర్దార్ పణిక్కర్, ఇందిరాగాంధి, ఎ. కె. సేన్, ఇండియాలోని అరబ్‌రిపబ్లిక్ రాయబారి ముస్తఫావారు పాల్గొంటారు.

జాతివిచక్షణ నిర్మూలనకు కృషి

మిత్రరాజ్య సమితి, జనవరి 31:— ప్రపంచమంతటా అన్నిదేశాలలోను మత, జాతి, వర్గ వివక్షతను పూర్తిగా నిర్మూలించడానికి, జాతి వివక్షతతో కూడిన చట్టాలను రద్దు చేయడానికి అన్నిదేశాల ప్రభుత్వాలు పూనుకోవాలని మిత్రరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రత్యేక సంఘం నేడు తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ఇండియా, ఆస్ట్రియా దేశాలు రెండు ప్రతిపాదించాయి.





Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.

స్థానిక పరిపాలనలో సర్వత్రా వికేంద్రీకరణ

అత్యావశ్యకమని అఖిలభారత పురపాలక సంఘాల సమావేశం తీర్మానం

బొంబాయి, ఫిబ్రవరి 2:— స్థానిక పరిపాలనకు సంబంధించిన కార్యకలాపాలు దేశమంతట వికేంద్రీకృతం కావాలని, ప్రభుత్వాలు ఇందుకు తగిన చర్యలు గైకొనాలని అఖిలభారత పురపాలకసంఘాల సమావేశం నిన్న ఇక్కడ ఒక తీర్మానంలో కోరింది.

ఈ సందర్భంలో స్థానిక, ఆర్థిక విచారణ సంఘం నివేదికలోని కొన్నిభాగాలను పేర్కొని ఈ తీర్మానం యిలా వివరిస్తున్నది:

"ఈ సంఘాను స్థానిక పరిపాలనా మంత్రుల సమావేశం సిద్ధాంతరీత్యా ఆమోదించినప్పటికీ ఆచరణలో అనుసరించబడటం లేదు. దీనికి ఈ సమావేశం విచారం ప్రకటిస్తున్నది. అందుచేత ఇలాంటి తిరోగమన విధానం పట్ల ఈ సమావేశం తీవ్ర నిరసన తెలుపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవంక గ్రామాలలో స్థానిక పరిపాలనను వికేంద్రీకరిస్తూ, మరొకవంక పురపాలకసంఘాలవిషయంలో కేంద్రీకరణ విధానాన్ని అనుసరించటం ఆపివేయాలని కోరుతున్నది."

ఈ సమావేశం మరొక తీర్మానంలో పురపాలక సంఘాల పరిపాలనలో పెద్ద ప్రతిబంధకం ధనం అనీ, ఈ విషయంలో స్థానిక ఆర్థికసంఘం ఎన్ని వాగ్దానాలు చేసినా, అవి ఒక్కటే ఆచరణలోకి రాలేదని విచారం ప్రకటించింది. రామరాను పురపాలక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంటులు తగ్గిపోతున్నవనీ, మితిమీరి పన్నులు వేసుకొనవలసిందిగా సలహా మాత్రమే లభిస్తున్నదనీ ఈ తీర్మానం పేర్కొన్నది.

కొన్ని కొన్ని పన్నులను ప్రత్యేకంగా పురపాలక సంఘాలకు వదిలి వేయాలనీ, వాటిలో మరెవ్వరు పన్నులు విధించరాదనీ, ఈ సమావేశం తీర్మానించింది. పురపాలక సంఘాలకు ప్రభుత్వాలు ఎంతెంత గ్రాంట్లు ఈయవలెనో ఒక కొనసంతో నిర్ణయించాలని కూడ ఈ తీర్మానం కోరుతున్నది.

అఖిలభారత మేయర్ల మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ సమావేశం నిన్నటితో పూర్తి అయింది.

కార్పొరేషను ప్రాంతాలలో మంచినీటి సరఫరా ఆరోగ్యం, మురికివాడల నిర్మూలన, గృహనిర్మాణం, మేయర్ల అధికారాలు మొదలైన అనేక విషయాలను ఈ సమావేశం చర్చించింది.

నీటి సరఫరా, ఆరోగ్య వసతులు, ఆహార సరఫరాకి కావలసిన యంత్రాలు పరికరాలు లభించకపోవడంతో ఏర్పడుతున్న ఇబ్బందులను చర్చలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు వివరించారు.

మేయర్ల మండలికి నియమావళి రూపొందించడానికి ఈసమావేశంలో ఒక ఉపసంఘంఏర్పాటు చేయబడింది. ఈ మండలికి బొంబాయి మేయర్ మొదటి చైర్మన్‌గా ఉంటారు.

అగ్నిప్రమాదాలు, ఇళ్ళు కూలిపోవడాలు, ఇతర ప్రకృతి వినాశాల మూలంగా నిర్వాసితులయిన వారికి గృహవసతి ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లు ఇయ్యాలని ఈ సమావేశం కోరింది.

ఈ సమావేశానికి తన నివేదికను సమర్పించిన టవును ప్లానింగు ఉపసంఘం టవును ప్లానింగుకు అన్ని రాష్ట్రాలలోనూ శాసనాలు చేయటం అవసరమని, నొక్కి చెప్పింది. ఈ విషయంలో ఇంక కార్పొరేషన్ల అభిప్రాయాలు సేకరించడానికి ఈ ఉపసంఘం ఒక ప్రశ్నావళిని కూడా తయారు చేసింది.

సరిహద్దుపై రంగూన్ చర్చల నివేదిక

పార్లమెంటుకు ప్రధాని నెహ్రూ సమర్పిస్తారట

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:— సరిహద్దు వివాదంపై రంగూనులో సంప్రదింపుల అనంతరం భారత, చైనా ఉద్యోగులు సమర్పించిన నివేదిక కాపీలను ప్రధాని నెహ్రూ పార్లమెంటు సభ్యులకు అందజేయగలరని రూఢిగా తెలుస్తున్నది. సరిహద్దు వివాదంపై అంగీకారం కుదుర్చుకునే అవకాశం లేదని తెలిసినప్పటికీ రంగూనులో జరిగిన చర్చల ధోరణిని నివేదికమూలకంగా సభ్యులు తెలుసుకునే అవకాశం ఉండగలదు.

ఫిబ్రవరి 14 న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశంలో ప్రెసిడెంటు ప్రసంగంపై చర్చ సందర్భంలోనూ ఆ తరువాత ప్రత్యేకంగా సరిహద్దు వివాదంపై చర్చ జరిగే అవకాశం ఉండగలదు.

భూటానుతో నేరుగా సంప్రదింపులు జరుపడానికి చైనా ప్రయత్నిస్తున్న విషయం తెలిసినదే. భూటాను విషయమై, ఇండియాతో చర్చలకు చైనా నిరాకరించడం వల్ల భారత చైనా సంబంధాలలో కొత్తదశ ఏర్పడింది. దీనివల్ల సంభవించే అనేక పరిణామాలను భారతప్రభుత్వం అవగాహన చేసుకోగలుగుతున్నది.

పెకింగులోనూ, లాసాలోనూ, భారతీయ దౌత్య ప్రతినిధులపై విధించిన నిర్బంధాలు పరిశీలించిచూడగా రెండుదేశాలమధ్య స్నేహపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం చైనాకు ఎంతవరకు యిష్టమునేది అనుమానంగా ఉంది.

'అమరావతి' మాసపత్రిక

హైదరాబాద్, జనవరి 31:— రాబోయే తెలుగు ఉగాది (మార్చి 17)నుండి తెలుగులో "అమరావతి" మాస పత్రికను హైదరాబాద్, అమరావతి ప్రెస్ పబ్లికేషన్సు తరపున నిర్వహించుటకు శ్రీమాదల వీరభద్రరావు ప్రింటరు, పబ్లిషరుగా హైదరాబాద్‌జిల్లా మేజిస్ట్రేటు వద్ద డిక్లరేషన్ పొందారు.

శ్రీ సి.హెచ్. పి. మూర్తిరాజా సంస్థాపకులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, పెన్మెత్సరాజెన్ రాజు, మాదల వీరభద్రరావు గార్లు సంపాదక వర్గంగా వుంటారు.

సెకండరీ విద్యా ప్రమాణాల అభివృద్ధి

తృతీయ ప్రణాళికాకాలంలో అధికతర ప్రాధాన్యం లభించగలదని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:— సెకండరీ విద్యా ప్రమాణాన్ని పెంపొందించడానికి తృతీయ ప్రణాళికాకాలంలో అధికతర ప్రాధాన్యం ఇవ్వబడుతుందని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి శ్రీ పి. యన్. కృపాల్ నేడు ఇక్కడ తెలియ జేశారు.

రెండు వారాలపాటు ఇక్కడ జరిగే అంతర రాష్ట్ర సెకండరీ పాఠశాలల విద్యార్థుల సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తూ, ఆయన పై విషయం వెల్లడించారు.

పాఠశాలలలో చేర్చుకోనేముందు విద్యార్థులను మరింత చక్కని పద్ధతులతో ఎంచుకొనడం ఉపాధ్యాయులకు మరింత చక్కగా శిక్షణ ఇవ్వడం అవసరమై వుండి, పై తరగతుల చదువు కొనసాగించగల స్తోమతు లేని విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వడం విజ్ఞానశాస్త్ర బోధనకు తగు ప్రాధాన్యం ఇవ్వడానికి వీలుగా పాఠ్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించడం వివిధ అభిరుచులుగల బాలబాలికలకు తగిన కోర్సులను ఏర్పాటు చేయడం వంటి చర్యలు గైకొన బడుతాయని ఆయన చెప్పారు.

క్రీడాలోకం:

ఆంధ్రకు అఖిలభారత పోలీస్‌వాలీబాల్‌ట్రోఫీ

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 2:— ఆంధ్రప్రదేశ్ పోలీస్ జట్టుకు అఖిల భారత పోలీస్ వాలీబాల్ ట్రోఫీ లభించింది. ఇక్కడ ఘోష్ మహల్ పోలీస్ స్టేడియంలో జరిగిన పోటీలో ఆంధ్ర జట్టు పంజాబు జట్టును 3-1 గేముల తేడాతో ఓడించింది. ఇంతకుపూర్వం వాలీబాల్ ట్రోఫీ పంజాబు జట్టుదే.

ఈ ట్రోఫీని వాలీబాల్ జట్టుకు లభించటం ఇదే మొట్ట మొదటిసారి.

టి. గోహిల్, ఎస్. ఎ. ఖలీద్ అత్యంత ప్రతిభావంతంగా ఆడారు.

రాజస్థాన్ జట్టు పశ్చిమ బెంగాలు జట్టును ఓడించి, తృతీయస్థానం ఆక్రమించింది.

పెద్ద పెద్ద ఆటగాండ్రున్న పంజాబుజట్టు ట్రోఫీని నిలబెట్టుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. అయినప్పటికీ మొదటిగేములో 11—6 పాయింట్ల తేడాతో ఆంధ్రజట్టు ముందంజ వేసేసరికి పంజాబు జట్టువారు చకితులయ్యారు. ఆ తరువాత వారు చాలాబాగా ఆడి, ఆంధ్రజట్టుతో సరిసమానంగా పాయింట్లు సంపాదించారు. అయితే, ఆంధ్రజట్టు 15—12 పాయింట్ల తేడాతోటే మొదటి గేము గెలిచింది.

రెండవ గేములో చెరొక పాయింటు చొప్పున గెలుచుకుంటూ ఆట సాగింది. పదిహేడవ పాయింటు వద్ద యిద్దరి స్కోరు సరిసమాన మయింది. అనంతరం ఆంధ్రజట్టు 19—17 పాయింట్ల తేడాతో రెండవ గేము గెలిచింది.

రెండు గేములు వోడిపోవటంతో పంజాబు జట్టువారు చాలా పట్టుదలగా ఆడటం ప్రారంభించారు. అయినప్పటికీ 8—12 పాయింట్ల తేడాతో వెనుకపడిపోయారు. అయితే, యింకా పట్టుదలగా ఆడి, 12, 14, 15 పాయింట్ల సమయానికి ఆంధ్రజట్టుతో సమానంగా ఉండి, చివరకు 17—15 పాయింట్ల తేడాతో మూడవ గేమును గెలిచారు.

ఈవిజయంతో పంజాబుజట్టుకు ప్రోత్సాహం లభించిన ట్లయింది. నాలుగవగేము తొలిదశలో ఆంధ్రజట్టుకంటే ముందున్నారు. అయితే, దానిని నిలబెట్టుకొనలేక పోయారు. 10—15 పాయింట్ల తేడాతో ఆగేముకు, మ్యాచీని వోడిపోయారు.

నిరిన్‌జిత్‌సింగ్, కుందన్ సింగ్, పంజాబు జట్టులో ప్రతిభావంతంగా ఆడారు.

పశ్చిమ బెంగాలు పోలీసు యిన్‌స్పెక్టరు జనరల్ శ్రీ ఘోష్ చౌదురి ట్రోఫీని అందజేశారు.

ఆట ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ పోలీసుజట్టు పంజాబు పోలీసు జట్టును 15-12, 19-17, 15-17, 15-10 పాయింట్ల తేడాతో వోడించింది.

రాజస్థాన్‌జట్టు పశ్చిమ బెంగాలు జట్టును 15—11 15—11 15—17 15—11 పాయింట్ల తేడాతో వోడించింది.

ఆంధ్రజట్టు ఆటగాళ్ళు: ఎస్. ఎం. ఖుద్రీ టి.గోహిల్ ముత్తన్న, వజీద్ హుస్సేన్, ఎం. ఎస్. ఖలీద్, ఎస్. ఎ. హుస్సేని.

పంజాబుజట్టు ఆటగాండ్లు: గురుబక్ష్‌సింగ కుందన్‌సింగ్ జస్వంతసింగ్, అమరజిత్‌సింగు దేశరాజ్ నిరిన్‌జిత్ సింగ్.

చైనా దురాక్రమణ చర్యలు

స్పీకర్ కాళేశ్వరరావు నిశితవిమర్శ

హైదరాబాదు, ఫిబ్రవరి 1:— భారత ప్రజలు క్రమశిక్షణను అలవరచుకుని సమైక్యం కానిచో కమ్యూనిస్టు చైనాకు పూర్తిగా లొంగిపోయే ప్రమాదం కలదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకరు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు నేడు అన్నారు. వై. ఎం. సి. ఎ. హాలులో "ఇండియా చైనా దేశాలు" అనే శీర్షిక పై ప్రసంగిస్తూ, కమ్యూనిస్టు చైనాలో ప్రతి పౌరుడు ఒక సైనికుడేనని, అందువేత ఇండియా సైన్యం చైనీస్ బలం ఏవిధంగాను పనికిరాదని, ఆయన స్పష్టం చేశారు.

పంచశీల ఒడంబడికను కుదుర్చుకున్న అనంతరమే ఇండియాకు చెందిన రెండువేల చదరపు మైళ్ళ భూభాగాన్ని చైనా వశపరుచుకున్నందుకు శ్రీ కాళేశ్వరరావుగారు తీవ్రంగా విమర్శించారు. పొరుగుదేశాలతో ఒడంబడికలు కుదుర్చుకొనటం ద్వారా ఇండియాను ఏకాకిని చేయాలని చైనా చేస్తున్న ప్రయత్నాలను ఆయన పేర్కొని ఖండించారు.

చైనా, భారత దేశాలకు మధ్యనున్న పాత్యాస లక్షణాలను తన ప్రసంగములో ముందుగా పేర్కొని, ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్టు నాయకులు అనుసరిస్తున్న కమ్యూనిస్టు విధానాన్ని శ్రీ కాళేశ్వరరావు నిశితంగా విమర్శించారు.

డాక్టర్ ఎస్. ఎం. జయసూర్య సమావేశానికి అధ్యక్షత వహించారు.

సింహళానికి 2 లక్షల డాలర్ల ఋణం

వాషింగ్టన్ జనవరి 31:— సింహళంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఒకదానిని కొత్తగా నిర్మించడానికిగాను రెండులక్షల డాలర్ల ఋణమిచ్చే ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు అమెరికా అభివృద్ధి ఋణనిధి నిన్న ప్రకటించింది.

కొలంబోకు ఉత్తరాన 24 మైళ్ల దూరాన ఈ విమానాశ్రయ నిర్మాణం జరుగుతుంది.

బండారనాయకే హత్యకేసు విచారణ వాయిదా

కొలంబో, జనవరి 30:— సింహళ ప్రధాని శ్రీ బండారనాయకే హత్యకేసు విచారణ నేడు సింహళ సుప్రీంకోర్టులో ప్రారంభం కాగానే ఫిబ్రవరి 16 వ తేదీకి వాయిదా వేయబడింది.

(1 వ పేజీ తరువాయి)

కూడా ఇండియా సూచనలే పునరుద్ఘాటించబడినవి.

ఐక్య అరబ్ రిపబ్లిక్ తీర్మానం లోని ప్రధానాంశాలు:

1. సమితి సంరక్షణక్రింద కాంగోపార్లమెంటును సమావేశ పరచాలి.
2. శ్రీ లుముంబాతో సహా రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలి.
3. విదేశీ సైన్యాలను వైదొలగేట్లు చేయాలి.

కాంగోలో సేనలను నిరాయుధీకరించే విషయములో కాసబ్లాంకాసభ రాజ్యాలు, సోవియట్ యూనియన్‌లోగడ కలిగివున్న వైఖరికి ఇప్పటి వైఖరికి తేడా ఉన్నట్లు ఇండియా భావిస్తున్నదని తెలుస్తున్నది. గత సంవత్సరములో కాంగోలోని సేనలన్నింటిని నిరాయుధం కావించాలని కాసబ్లాంకా సభ రాజ్యాలు, రష్యా కోరినవి. కాని యీ సంవత్సరంలో స్టాన్లీవిల్లీ లోని గిజింగా ప్రభుత్వ సేనలను చట్టబద్ధమయిన జాతీయ సేనలుగా ఈ రాజ్యాలు గుర్తించినవి. ఇప్పుడు మొబుటూ,షోంబే, కలోంజీల సేనలను మాత్రమే నిరాయుధం కావించాలని ఈ రాజ్యాలు కోరుతున్నవి.

రౌండ్‌టేబిల్ సభపై శ్రీ షోంబీ ప్రకటన

లుముంబా అనుకూలురను ప్రతిఘటించడానికి ఒక సమిష్టి సైనికచర్యను లియోపాల్డ్‌విల్లీ ప్రభుత్వం అంగీకరించనిపక్షంలో ఫిబ్రవరి 15 న ఏర్పాటు చేయబడిన రౌండ్ టేబిలుసభ జరుగక పోవచ్చునని కటాంగా ప్రెసిడెంట్ శ్రీ షోంబీ నేడు సూచనప్రాయంగా తెలిపారు.

రువాండాపరిస్థితి తెలుపమని సమితికి ఇండియా, రష్యా, తదితర దేశాలలేఖ

రువాండా, స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నదన్నవార్త విన్నతరువాత, రువాండా, ఉరుండీ ప్రాంతములోని పరిస్థితుల వివరాన్ని తెలుపవలసిందిగా ఇండియా, ఐక్యఅరబ్ రిపబ్లిక్ బర్మా, సోవియెట్ యూనియనులుసమితిజనరల్ అసెంబ్లీ ప్రెసిడెంటుకు ఒక లేఖ వ్రాశాయి.

బాలుబాలకు, కటాంగా సైనికులకు హోరాహోరిపోరు

ఎలిజెబెత్‌విల్లీకి ఈశాన్యదిశలో బాలుబా తిరుగుబాటు దారులకు కటాంగా సైనికులకు మధ్యహోరాహోరిగా తుపాకికాల్పులు జరిగినట్లు ఒక సమితి ప్రతినిధి నేడు ప్రకటించారు. బాలుబాలకు సహాయంచేయడానికి మరికొన్ని లుముంబా అనుకూలసేనలు వచ్చినవనికూడా ఈ ప్రతినిధి పేర్కొన్నారు.

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 2:—

వేరుశనగపప్పు 240.86కిలోగ్రాములు కాండీ	
కొరమాండల్	76.50 నుండి 77.00
పీనటు	74.00 నుండి 75.00
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు. గిన్నెంగివర్ణ విల్లరగాడెక్	451.00
తిరువత్తూరు ఆముదాలు	365.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్రిస్టల్ ఎం. ఎస్.	47.50
రాజా ఆరోక్	46.50
వేరుశనగకేక	26.50

మద్రాసు బులియన్ మార్కెట్

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాముల	94.50
ఎమ్.ఎం.బంగారంకడి 10 గ్రాములు	123.50
మామూలుబంగారంకడి 10 గ్రాములు	121.00
బార్‌సిల్వర్ కెజి (క్ష. జి.)	210.50
చిల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 2:— 74 కి. గ్రాములు

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—25
డి. బి. సన్నాలు ,,	25—50
3 వ నంబరుబసవా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 2:—

మాగాణి పెసలు 100 కి గ్రా. బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
పచ్చపెసలు సీరాలు	47—00
మినుములు	52—50
మినుములు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్న మణుగుల బస్తా	47—0

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 2:—

కాటన్‌ల్లీల్ అర్డ్‌నరీ—	రు. 145.25
ఇండియన్ ఐరన్—	రు. 24.36
వెండి హాజరు—	రు. 207.10
బంగారం (హాజరు)	రు. 120.65
ప్రత్తి అరిల్లా (సెప్టెంబర్)	564.30
వేరుసెనగ (ఫిబ్రవరి)	217.25
ఆముదాలు (మే)	170.87

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 2:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—00
సావరిన్	98—00
వెండి 100 తు.	242—00
వెండి 1 తు.	2—44



Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార నియుక్తులు ఏజంట్లు గల ప్రదేశాలలో రు. న.	పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808448

ANDHRA PRABHA, VIJAYAWADA.

నూరేండ్లు నిండిన వృక్షరాజం

అంబాలా, ఫిబ్రవరి 2:— అంబాలా జిల్లాలోని రూపర్ వద్ద సట్లెజ్ నదీతీరంలో ఉన్న 123 సంవత్సరాల వయస్సుగల అశ్వత్థవృక్షం నేడు వరదలవల్ల కూలిపోయింది. ఈ వృక్షానికి చారిత్రక ప్రాధాన్యంకూడా ఉన్నది. 1838 లో మహారాజా రంజిత్‌సింగ్‌కు, లార్డ్ విలియం బెంటిక్‌కూ జరిగిన సంధికి చిహ్నంగా ఈ వృక్షం నాటబడింది.

సంపుటి: 26 సంచిక: 33 ★ విజయవాడ 4-2-1961 శనివారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

కాంగో సేనలను నిరాయుధం చేయబూనడం నిప్పుతో చెలగాటమే

సమితి తన యత్నాలను విరమించనిచో యుద్ధం తప్పదని హామర్షెల్డ్‌కు మొబుటూ బెదిరింపు

అట్టి పరిస్థితిని ఎన్నటికీ అంగీకరించమని ప్రకటన

లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 3:— కాంగోలీస్ సైన్యాలను నిరాయుధం చెయ్యడం అంటే నిప్పుతో చెలగాటమే అని, దీనికి సంబంధించి మిత్రరాజ్య సమితి సాగిస్తున్న యత్నాలు నిజంగా కార్యరూపం ధరించినట్టయితే యుద్ధం తప్పదని జనరల్ జోసెఫ్ మొబుటూ నేడు బెదిరించారు.

పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ జనరల్ మొబుటూ ఇలా అన్నారు:

"ఆటువంటిదానికి ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించము. హామర్షెల్డ్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు. సైన్యాలను నిరాయుధం చెయ్యడం అంటే యుద్ధాన్ని ఆహ్వానించడమే. కాంగోలీస్ సైన్యాలకు మిత్రరాజ్య సమితి దళాలకు యుద్ధం తప్పదు."

కాంగోలీస్ సైన్యాలను "పునర్వ్యవస్థీకరించడానికి" మిత్రరాజ్య సమితికి అధికారం ఇవ్వాలని సమితి కార్యదర్శి హామర్షెల్డ్ ఇటీవల భద్రతా మండలికి చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ జనరల్ మొబుటూ పై విధంగా బెదిరించారు.

జనరల్ మొబుటూ ఇంకా ఇలా అన్నారు: "సైన్యాలను పునర్వ్యవస్థీకరించడం అంటే అర్థం నిరాయుధం చేయడమే. నిరాయుధీకరించడం అన్నదానికి పర్యాయపదం అది. మా సైన్యాలు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాయి. మాకు కావలసినదల్లా డబ్బు మాత్రమే. అది లభించినట్టయితే నాకు ఇష్టంవచ్చిన దేశంనుంచి అవసరమైన ఆయుధాలు, సాంకేతిక సిబ్బందిని సునాయాసంగా తెప్పించగలను."

విలేఖరులగోష్ఠిలో జనరల్ మొబుటూతో పాటు విదేశాంగమంత్రి జస్టిన్ బొంబాకో కూడా పాల్గొన్నారు. కాంగో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని వర్ణిస్తూ సమితి కార్యదర్శి హామర్షెల్డ్ 'ముఠాలు' అనే పదాన్ని ఉపయోగించినందుకు జస్టిన్ బొంబాకో అభ్యంతరం ప్రకటించారు.

"కాంగో రాజకీయరంగంలో కేవలం ముఠాలను తప్పించి చట్టబద్ధమైన అధికారవర్గాన్ని మిత్రరాజ్యసమితి చూడలేకపోతున్నట్టయితే, ప్రస్తుతం ఏర్పడిన అయోమయస్థితి కంతటికి సమితిదే బాధ్యత అనడం అతిశయోక్తి కానేరదు" అని అన్నారు బొంబాకో.

విశ్వాస ప్రకటన విషయంపై ముఖ్యమంత్రి మౌనం

వార్తను ధ్రువపరచడానికిగాని, ఖండించడానికిగాని నిరాకరణ

(ఆంధ్రప్రభ విలేఖరి)

హైదరాబాదు, ఫిబ్రవరి 3:— తనపట్ల విశ్వాసాన్ని ప్రకటించవలసిందిగా లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీని కోరబోతున్నట్లు కొన్ని పత్రికలలో వెలువడిన వార్తలను ఖండించడానికిగాని, ధృవపరచడానికిగాని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నేడు నిరాకరించారు.

బడ్జెట్ సమావేశంముందు జరిగే లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ సమావేశంలో తనపట్ల విశ్వాసాన్ని ప్రకటించవలసిందిగా కోరగలరని వెలువడిన వార్తను ముఖ్యమంత్రి దృష్టికి తీసికొనిరాగా అలాంటిదేమీ తాను పత్రికలవారికి చెప్పలేదని శ్రీ సంజీవయ్య అన్నారు.

ఈ వార్త నిజమో కాదో స్పష్టంగా తెల్పవలసిందని మరింతకోరగా, రాజకీయ పరిస్థితులగురించి వ్యాఖ్యానించదలచుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు.

తాజా వార్తలు
[3వ పేజీలో]



బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ ఊరేగింపునకు అనువుగా, నేపాల్ రాజధాని ఖాట్మండూలో ఒక వీధిని, రెండువైపులవున్న ఇండ్లను పడగొట్టి వెడల్పు చేస్తున్న దృశ్యం

మళ్ళీ మన దేశానికి మిడుతల ప్రమాదం

(మన ప్రత్యేక విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3:— ఈ సంవత్సరమే, మళ్లీ యింకొకమారు మిడుతలదండ్లు మనదేశంమీదకు దండెత్తివచ్చే ప్రమాదం వున్నదని, కనుక జాగ్రత్తగా వాటిని ఎదుర్కోవడానికి ఇప్పట్నుంచీ ప్రయత్నాలు ప్రారంభించాలని కేంద్ర వ్యవసాయశాఖ కేంద్రప్రభుత్వానికి జ్ఞాపకం చేసింది. మిడుతల దండును సంహరించడానికై కేంద్రంవద్ద యిప్పుడు రెండు విమానాలు సకలసామాగ్రితోను వున్నాయి. ఇవికాక మరిరెండు విమానాలను అదనంగా అది కొనుక్కోబోతున్నది. రాష్ట్రప్రభుత్వాలుకూడా వేటికవి ప్రత్యేకంగా ఈ విమానాలను కొనుక్కుందుకు ప్రయత్నిస్తున్నాయి.

నిరుడు మిడుతలదండ్లు, వాకివిడిచిన రాష్ట్రాలకు ఈ ఏడు మిడుతల చల్లని చూపు పడకుండా, అన్నింటికంటె ముందుగానే, జాగ్రత్తలు తీసుకొంటారు. ఆ యా రాష్ట్రాలలో ఉద్యోగులు, కార్యకర్తలతో మిడుతల సంహారక దళాలను ఏర్పరుస్తున్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లు యిప్పటికప్పుడే కార్యకర్తల దళాలను సంసిద్ధపరుచుకొన్నాయి.

రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలో 82 వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని మిడుతలబారి నుంచి కాపాడే బాధ్యతను కేంద్రప్రభుత్వమే తీసుకొన్నది. జోధ్‌పూర్, బికనీర్‌లలో ఉద్యోగులకు శిక్షణాలయాలు ఈ ఏప్రియల్‌లో ప్రారంభమవుతున్నాయి. మిడుతల రాకపోకలను ఆచూకీ తీయడానికి ప్రత్యేకశాఖ పనిచేస్తుంది.

ప్రెసిడెంట్ షోంబీ హత్యకు కుట్ర

కాటంగాలో పలువురు అరెస్టు

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 3:— షోంబీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారన్న నేరం క్రింద కాటంగా పోలీసులు నిన్నటిదినం ఇక్కడ 69 మంది విచ్ఛిన్న కారులను అరెస్టు చేశారు. ప్రెసిడెంట్ షోంబీని హత్యచేయడానికి ఇటీవల జరిగిన ఒక కుట్రను పురస్కరించుకొని ఈ అరెస్టులు జరిగినట్టు తెలుస్తున్నది.

కుట్ర యత్నాలు ఆదిలోనే భగ్నం చేయబడ్డాయి.

ఈ సందర్భంగా పోలీసులు ఇప్పటికి 450 మందిని ఆధీనంలోకి తీసుకున్నట్టు కాటంగా ఆంతరంగిక మంత్రిత్వశాఖ వెలువరించిన ఒక ప్రకటన తెలుపుతున్నది.

కాంగో తొలిప్రధాని పాట్రిస్ లుముంబా పట్ల అభిమానాన్ని ప్రదర్శించిన వారినందర్నీ ప్రెసిడెంట్ షోంబీ ఇటీవల జైళ్ళలో బంధించాడట. లుముంబాను థిస్విల్లినుంచి ఎలిజబెత్ విల్లీకి మార్చినప్పుడు తనకు వ్యతిరేకంగా ప్రదర్శన లేవీ జరుగకుండా ప్రెసిడెంట్ షోంబీ ఈ [illegible] తెలుస్తున్నది.

లావోస్‌లో యుద్ధ తీవ్రత

బౌనోమ్ సేనలు పురోగమిస్తున్న వైనం

వియన్‌టియేన్, ఫిబ్రవరి 3:— జార్స్‌మైదానానికి చేరువగా, ఫౌకౌన్ పరిసర ప్రాంతాలలో బౌనోమ్ ప్రభుత్వ దళాలకు, వామపక్ష దళాలకు భీషణ సమరం సాగుతున్నట్టు వార్తలు తెలుపుతున్నాయి.

గాయపడ్డ సైనికులు అనేకమందిని హెలికాప్టర్ ద్వారా నేటి ఉదయం రాజధానికి తీసుకువచ్చారట.

నిన్నటిదినం ఫౌకౌన్‌ను వశపర్చుకొన్న బౌనోమ్ ప్రభుత్వ దళాలు, ఎంతటి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవలసివస్తున్నప్పటికీ, వెనుకడుగు వెయ్యకుండా జార్స్‌మైదానం వైపు పురోగమిస్తూనే ఉన్నాయని కూడా రాజధానికి చేరిన వార్తలు తెలుపుతున్నాయి.

ఫౌకౌన్‌కు దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో మువాంగుకాసీవద్ద ఉభయపక్షాల వారికి ప్రస్తుతం తీవ్రంగా పోరుసాగుతున్నది.

బాబూజీ

"జనాభాలెక్కల సేకరణ సమయంలో మా అత్తగారు స్వగ్రామంలో వుండాలికదూ - అందుకనే ఇంత తొందరగా ఆమె వూరికి వెళ్ళిపోవలసివచ్చింది :"

61-62 కు రాష్ట్రానికి బడ్జెట్ ప్రతిపాదనలు

—మంత్రివర్గ సమావేశంచే తుదిరూపం

హైదరాబాద్, ఫిబ్రవరి 3:— ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య అధ్యక్షతన నేడిక్కడ సమావేశమై 1961-62 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపం ఇచ్చింది.

సమావేశానికి మంత్రులందరు హాజరయ్యారు. మంత్రివర్గం తిరిగి ఫిబ్రవరి 20 వ తేదీన సమావేశ మవుతుందనీ, బడ్జెట్ శాసనసభకు ఫిబ్రవరి 20 వ తేదీని సమర్పించ బడుతుందని మంత్రివర్గ ప్రతినిధి ఒకరు నేటి సమావేశం అనంతరం చెప్పారు.

కార్యక్రమాల నన్నింటిని పంచవర్ష ప్రణాళిక ననుసరించి రూపొందించి అమలు చేయవలసి ఉండటంచేత బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించటం చాల తేలిక విషయమైనదని ఈ ప్రతినిధి చెప్పారు.

కివూరాష్ట్రంలో సంఘర్షణ

ఆరుగురు కాంగోలీస్ సైనికుల మృతి

లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 3:— కివూరాష్ట్రంలో నేటిదినం మిత్రరాజ్య సమితికి సంబంధించిన నైజీరియన్ దళాలకు, కాంగోలీస్ దళాలకు జరిగిన ఒక సంఘర్షణలో ఆరుగురు కాంగోలీస్ సైనికులు చనిపోయినట్టు తెలుస్తున్నది.

సమితి ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేడు ఇక్కడ వెల్లడిస్తూ, తప్పతాగిన కొందరు కాంగోలీస్ సైనికులకు, నైజీరియన్ సైనికులకు మొదట చివ్వకొట్లాట చెలరేగి ఆతర్వాత ఒకరిపై ఒకరు కాల్పులు సాగించుకోవడం జరిగిందని వివరించారు.

కరాచీలో భారతీయ విలేఖరులపట్ల ఆంక్ష

కరాచీ, ఫిబ్రవరి 3:— నిన్నరాత్రి బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ గౌరవార్థం యిచ్చట ఏర్పాటు చేయబడిన పత్రికా విలేఖరుల సమావేశానికి, భారతదేశ పత్రికా ప్రతినిధులను హాజరుకానీయలేదు. ఈ సమావేశానికి రానీయని విదేశ పత్రికా ప్రతినిధులలో సోవియెట్ న్యూస్ ఏజన్సీ టాస్, న్యూ చైనా వార్తాసంస్థకు చెందిన పత్రికావిలేఖరులు కలరు.

గాల్వావోకు బ్రెజిల్‌లో ఆశ్రయం

బ్రెసిలియా, ఫిబ్రవరి 3:— శాంటామేరియా ఉదంతంలో ప్రధానపాత్ర నిర్వహించిన పోర్చుగీస్ తిరుగుబాటు నాయకుడు కెప్టెన్ గాల్వావోకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరిస్తూ బ్రెజిల్ ప్రభుత్వం నేడు అధికారికంగా ఒక ప్రకటన చేసింది.

బ్రెజిల్ సైన్యాలచే "శాంటామేరియా" స్వాధీనం

దీనితో ఈ ఉదంతం ముగిసినట్లేనని అమెరికన్ నౌకాధికారి అభిప్రాయం

లండన్, ఫిబ్రవరి 3:— శాంటామేరియా నౌకను బ్రెజిలియన్ సైన్యాలు ఇవాళ (శుక్రవారం) ఆక్రమించుకున్నట్లు తెలుస్తున్నది. దీనితో "ఈ ఉదంతం ముగిసినట్లే కనిపిస్తున్న"దని బ్రెజిలియన్ సైనికుల చర్యను గమనించిన అమెరికన్ నౌకోద్యోగి ఒకరన్నారు.

బ్రెజిలియన్ సైన్యాలు నౌకలో ప్రవేశించిన వార్తను లిస్బన్ రేడియో ప్రకటించింది.

ఇది ఇలావుండగా "శాంటామేరియా" నౌకను మళ్ళీ నడిసముద్రంలోనికి తీసుకువెళ్ళా లనుకున్న కెప్టెన్ గాల్వావో, "ప్రక్కనే పోర్చుగీస్, స్పానిష్ బ్రెజిలియన్ యుద్ధనౌకలు వేచివున్న సమయంలో నిరాయుధమైన ఆ నౌకతో పయనించబూనడం అవివేకమే కాగల"దంటూ నిన్నరాత్రి పొద్దుపోయినతర్వాత నౌకపై పత్రికాప్రతినిధులతో జరిపిన గోష్ఠిలో తన ఓటమి నంగీకరించారు.

"శాంటా మేరియా" (20 వేల టన్నులు) కెప్టెన్‌ను, ఇతర సిబ్బందిని హెన్రిక్ గాల్వావో నాయకత్వానగల తిరుగుబాటు సైన్యాలు 12 రోజులపాటు నిర్బంధంలో వుంచినవనీ, దరిమిలా ఈ కెప్టెన్‌ను, ఇతర సిబ్బందిని బ్రెజిల్‌లోని రెసిఫీ రేవులో నౌకనుంచి దింపారని లిస్బన్ రేడియో వెల్లడించింది. ఇంతకుమించి ఈ రేడియో ఇతర వివరాలనేవీ తెలియజేయలేదు.

"శాంటామేరియా" నౌకలోని 600 మంది ప్రయాణీకులు ఒడ్డుకు చేరడం ప్రారంభమైనట్లు, ఆ నౌకనుంచి వార్తవచ్చిన కొద్ది క్షణాలకు లిస్బన్ రేడియో ఈవిధంగా ప్రకటించింది.

బ్రెజిలియన్ నౌక సైనికులు "శాంటామేరియా" నౌకలో ప్రవేశించడానికి సన్నాహాలు జరుపుతున్నారనీ, దీనితో "శాంటామేరియా" ఉదంతం ముగిసినట్లే కనుపిస్తున్నదనీ కారిబియన్ ప్రాంతపు అమెరికన్ నౌకాదళాధికారి అడ్మిరల్ అలెన్ స్మిత్, వర్జీనియాలోని నార్ఫోక్‌లోగల అట్లాంటిక్ నౌకాదళ కార్యాలయానికి తెలియజేశారు. ఈయన కెప్టెన్ గాల్వావోతో సంప్రతింపులు జరుపుతున్నారు.

ఓటమి అంగీకరిస్తూ గాల్వావో ప్రకటన

రెసిఫీ, బ్రెజిల్, ఫిబ్రవరి 3:— కెప్టెన్ హెన్రిక్ గాల్వావో 'శాంటామేరియా' నౌకలోని 560 మంది ప్రయాణికులు, 360 మంది నావికులు దిగిపోయినతర్వాత పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో ఒక ప్రకటనచేస్తూ గత 13 రోజులుగా సాగిన 'శాంటామేరియా' సంఘటనలో తన ఓటమి నంగీకరించారు.

"మాకు వ్యతిరేకంగా రెండు పోర్చుగీస్ యుద్ధనౌకలు, ఒక స్పానిష్ క్రూయిజర్, నాలుగు బ్రెజిలియన్ ఫ్రిగేట్ నౌకలు మేము తిరిగి ప్రయాణంచేస్తేమేమో అని దగ్గరలోనే వేచివున్నాయి. మేము కొందిమందిమి. ప్రయాణం సాగించడం అసాధ్యమే కాగలదు. నౌకను యిక్కడనుంచి కదలించడమే కష్టం" అని కూడా ఆయన అన్నారు.

(మిగతా 3 వ పేజీలో)

సహకార సంఘాలపై ప్రభుత్వ కంట్రోలు తగదు

ఐచ్ఛిక పద్ధతిపైనే వాటిని ఏర్పాటు చేయాలని ప్రధాని నెహ్రూచే స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3:— దేశంలో సహకార సంఘాలను పూర్తిగా ఐచ్ఛికపద్ధతులపైనే ఏర్పాటుచేసి నిర్వహించాలని, ఈ సంఘాలపై ప్రభుత్వ కంట్రోల్ తగదని ప్రధాని నెహ్రూ నేడిక్కడ అన్నారు.

సహకార సంఘాలు సభ్యుల అజమాయిషీక్రిందనే ఉండాలని, ప్రభుత్వోద్యోగులు కేవలం సలహాదారులుగా ఉండడమే తమ అభిమతమని శ్రీ నెహ్రూ స్పష్టంచేశారు.

భారత దేశంలో పర్యటనార్థం వచ్చిన 17 మంది అమెరికన్ రైతులతో మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ పై విధంగా అన్నారు.

దేశంలో అమలు జరుగుతున్న పంచాయతీ రాజ్ ప్రాముఖ్యతను ప్రధాని నెహ్రూ అమెరికన్ రైతులకు వివరించారు. పంచాయతీరాజ్ అమలు జరపడంద్వారా గ్రామీణప్రాంతాలలో ప్రభుత్వాధికారాన్ని వికేంద్రీకరించడం జరుగుతున్నదని వారికి స్పష్టంచేశారు.

అమెరికన్ రైతులు మనదేశంలో ఆరువారాలపాటు పర్యటిస్తూ ఢిల్లీకివచ్చారు. త్వరలోనే తిరిగి అమెరికాకు వెళ్ళనున్నారు.

స్వాతంత్ర్యానంతరం 13 సంవత్సరాలలోను భారతదేశం సాధించిన విజయాలకు తాము ముగ్ధుల మయ్యామని అమెరికన్ రైతులు శ్రీ నెహ్రూతో అన్నారు.

ప్రధానంగా విద్యారంగంలో ఎక్కువ అభివృద్ధి సాధించబడిందని ప్రధానితో వారు నొక్కి చెప్పారు. దేశంలో చలనచిత్రాల ప్రదర్శన ఎక్కువగా ఉన్నందున విద్యాబోధన చలన చిత్రాల ద్వారా సాగించడం అవసరమని సూచించారు.

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం యివ్వాలన్న సూచనను శ్రీ నెహ్రూ ఆమోదించారు. భారతీయ గ్రామసీమలలో బాలికలను పాఠశాలలలో చేర్పించడం తక్కువని వారితో శ్రీ నెహ్రూ అన్నారు. ప్రస్తుతం గ్రామ సీమలలో పాఠశాలల నిర్వహణ బాధ్యత పంచాయతీలకు అప్పగించడం జరిగినందున బాలబాలికలు అందరూ పాఠశాలలకు హాజరయ్యేటట్లు ప్రయత్నించడం జరుగుతున్నదని శ్రీ నెహ్రూ వివరించారు. పంచాయతీలకు ఈ బాధ్యత అప్పగించిన తరువాత పాఠశాలలకు బాలబాలికలు పూర్తిగా హాజరు అవుతున్నారని పేర్కొన్నారు.

భారతదేశంలో గ్రామసీమల నాయకులను తయారుచేయడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని చేయవలసిందని తమదేశంలోని ప్రముఖసంస్థలకు విజ్ఞప్తిచేయగలమని ప్రధాని నెహ్రూతో అమెరికన్ రైతులు సూచించారు.

కాంగోలో అఖిలపక్ష ప్రభుత్వ స్థాపన

ప్రెసిడెంట్ కెన్నెడీ సూచించవచ్చు

(మన విలేఖరి) లండన్, ఫిబ్రవరి 3:— కాంగో సమస్య పరిష్కారానికి సంబంధించి భద్రతామండలిలో సింహళ ప్రతినిధి సూచించిన పథకాన్ని బలపర్చడం మంచిదని అమెరికా శాశ్వత ప్రతినిధి అడ్లాయి స్టీవెన్సన్ ప్రెసిడెంట్ కెన్నెడీకి సలహా ఇచ్చినట్టు సూచనలు కానవస్తున్నవి.

అయితే సింహళ పథకాన్ని ప్రెసిడెంట్ కెన్నెడీ ఇంకా పరిశీలించలేదు కనుక, అందుకు ఆయనకు అవకాశం ఇస్తూ భద్రతామండలి సమావేశాన్ని వచ్చే మంగళవారం వరకు వాయిదా వెయ్యడానికి నిర్ణయించారు.

కాంగో సమస్యపట్ల ఇంతవరకు అమెరికా అవలంబించిన ధోరణిలో మార్పును సూచిస్తూ ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రకటించబోయే మార్పు విధానాన్ని బ్రిటన్ బలపర్చే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా కానవస్తున్నాయి.

పాట్రిస్ లుముంబాతో సహా రాజకీయ ఖైదీల నందర్నీ విడుదలచేసి కాంగోలో అన్ని రాజకీయ వర్గాలవారితో కూడిన (లుముంబా వర్గీయులతో సహా) విస్తృత మంత్రివర్గాన్ని స్థాపించాలని అమెరికా కోరవచ్చు.



1492 లో కొలంబస్ క్యూబాను కనుగొని తన నావికులను పంపినప్పుడు అక్కడ నివసించే జనులు పొగాకుతో పరిమళ మొనర్చుకొనుచుండుటను వారు చూశారు. తన రెండవ సముద్రయానమందు కొలంబస్ అచటి జాతులవారు ముక్కుపొడి పీల్చే అలవాటును కలిగియుండుట గమనించారు. దక్షిణ అమెరికా సముద్ర తీరమున జనులు పొగాకు నములే వారును 1502 లో మొట్టమొదట స్పెయిన్ దేశీయులు చూశారు.

పొగాకు గాథ...!



పనామా
మంచి సిగరెట్—
చివరిదమ్మువరకూ మంచిది

భారతదేశమందు ఇట్టి పరిశ్రమల్లో గొప్ప జాతీయ పరిశ్రమ

GT. 766 TEL

నేడే విడుదల మ్యాట్నీతో ప్రారంభం
విజయవాడ-శేష్‌మహల్, రాజమండ్రి-కృష్ణ పిక్చర్ ప్యాలెస్
కాకినాడ - వెంకటేశ్వర టాకీసు

రూప్ కళా పిక్చర్సు వారి,
శ్రీమాన్ సత్యవాది
రాజ్‌కపూర్ - షకీలా - మహమూద్ - నజీర్‌హుసేన్ - రాధాకిషన్
మ్యూజిక్: దత్తారాం డైరెక్షన్: ఎస్. ఎం. అబ్బాస్
త్వరలో:- విశాఖపట్నం - విజయ
గుంటూరు - ఆనందమహల్
— వెరైటీ రిలీజ్.
VARIETY'S

సంగ్రహ ప్రకటనలు

నోటిఫికేషన్

గొల్లపూడి పంచాయతీ

ఈ పంచాయితీ ఏరియాలో మంచినీటి సరఫరానిమిత్తం,ఒకపథకం రు.20000కుతయారు చేయబడినది. ఓవర్‌హెడ్ ట్యాంక్, పైపుల ఫిట్టింగులు, పంపులు సప్లయి చేయగలవారి వద్ద నుండి కొటేషనులు 9—2—61 వరకు కోరడ మయినది. ఇతరవివరములు పంచాయితీ ఆఫీసులో తెలుసుకొన వచ్చును.

బి. కృష్ణమూర్తి, ప్రెసిడెంటు.

టెండర్లు

గొల్లపూడి పంచాయతీ

ఈ దిగువ పనులకు సీలువేసిన టెండర్లు 14—2—61 వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోనబడి, అదేరోజు సాయంత్రము 3—30 గంటలకు తెరువబడును. ఇతర వివరములు పంచాయితీ ఆఫీసులో తెలుసుకొన వచ్చును.

1. రోడ్డు కవనులు
ఎస్టిమేటు మొత్తం రు. 5120
ధరావతు మొత్తం రు. 256
2. బస్సుస్టాండువద్ద షెడ్డు నిర్మించుట
ఎస్టిమేటు మొత్తం రు. 440
ధరావతు మొత్తం రు. 220

బి. కృష్ణమూర్తి, ప్రెసిడెంట్

వేలం అండ్ టెండరు నోటీసు

గిద్దలూరు పంచాయతీ

గిద్దలూరు పంచాయితీ, (కర్నూలు జిల్లా), 10—2—61 తేదీని 9 గం. లకు గిద్దలూరు పంచాయితీకి చెందిన బస్సుస్టాండు కూరగాయల మార్కెట్టు, బండ్లమెట్ట, కవేలా, కసాయి అంగళ్ళు, 1961—62 సంవత్సరమునకు పంచాయితీ ఆఫీసువద్ద బహిరంగ వేలము వేయబడును. ఇతర విషయములు ఆఫీసులో తెలుసుకోవచ్చును.

అదేరోజు సాయంత్రం 3 గంటల వరకు రెండు ఎద్దులు కనువు తోలుకు సప్లయి చేయుటకు 1961—62 సం. నకు సీల్డు టెండర్లు తీసుకొనబడును. మరియు మార్కెట్టులో షెడ్డు వేయుటకు గూడ అదే వేళయందు టెండర్లు తీసుకొన బడును. మిగతా వివరములు ఆఫీసులో తెలుసుకొన వచ్చును.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

నోటీసు

వడ్డాది పంచాయతీ సమితి

ఇందుమూలముగా తెలియజేయున దేమనగా వడ్డాది పంచాయతీసమితి ఏరియాలోనున్న గ్రామములలో ఇంజనీరింగు పనులు నిర్వహించుటకు కంట్రాక్టరులుగా నుండగోరువారు వారి వారి పేర్లను నమోదు చేసుకొనుటకుగాను దరఖాస్తు దారులు రిజిస్టరు చేయుటకు రు. 25—00 (ఇరువది ఐదు రూపాయలు) చోడవరం సబ్‌ట్రెజరీలో వడ్డాది పంచాయితీ సమితి నిధికి చెల్లించి, సదరు చలానా దరఖాస్తుతోపాటు జతపర్చి వడ్డాది బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరుగారికి పంపవలెను. ఈ సొమ్ము తిరిగి ఎట్టి పరిస్థితులలోనూ వాపసు చేయబడదు.

దరఖాస్తుదారులు వారిదరఖాస్తులతో పాటు యిదివరలో పి. డబ్ల్యు. డి. లో గాని, హైవేసు లోగాని, రైల్వేలలో గాని, యింకా ఇతర డిపార్టుమెంటులలో పనిచేసియున్న అనుభవములు కూడ పుదహరించ వచ్చును. మరియువారిదరఖాస్తులతో పాటు తాలూకా తహసీలుదారువద్ద పొందిన ఆస్తి వివరములు తెలుపు సర్టిఫికేటు (Solvency Certificate) జతపరచవలెను. ఈదరఖాస్తులు తే. 25—2—61 దీలోగా బ్లాకు డెవలప్‌మెంటుఆఫీసరుగారికి చేరవలెను.

(సం). పి. కేశవ రామమూర్తి, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు. వడ్డాది, (విశాఖపట్నం జిల్లా)

కావలెను

చిరుతపులి చర్మాలు సరఫరాదారులు కావలె. సంప్రదించండి. ఎ. ఎ. ప్రకాశం, శరత్, తిరువణ్ణామలై, ఉత్తర ఆర్కాట్ జిల్లా.

కావలెను

వై. ఆర్. హైస్కూలు పరుచూరు,గుంటూరుజిల్లా ఒక లెక్కల బి. ఎ., లేక బి. ఎస్. సి. బి. యి. డి. రిసైన్డు స్కేలు యివ్వబడును. కాపీ శ్రీ బాపట్ల డి. ఇ. ఒ. గారికి పంపుతూ, దరఖాస్తులు తక్షణం మాకు చేరవలెను.

కరస్పాండెంటు.

డేవిడ్ కె. ఇ. బ్రూస్

లండన్‌లో అమెరికా నూతన రాయబారి

వాషింగ్టన్, ఫిబ్రవరి 2 :— బ్రిటన్‌లో అమెరికా రాయబారిగా శ్రీ డేవిడ్ కె.ఇ. బ్రూస్‌ను నామినేట్ చేయాలని ప్రెసిడెంట్ కెన్నెడీ అనుకుంటున్నట్లు వైట్‌హౌస్ యివాళ ప్రకటించింది.

వైట్ హౌసు ప్రచారశాఖ కార్యదర్శి శ్రీ పియర్‌సాలింగర్ ఈ ప్రకటన చేస్తూ, లండనుకు శ్రీ బ్రూస్ ఎప్పుడు వెడతారో తనకు తెలియదనికూడా అన్నారు.

"బ్రిటన్ యుద్ధ" సమయాన అమెరికన్ రెడ్‌క్రాస్ సంస్థ లండన్ ప్రతినిధిగా శ్రీ బ్రూస్ పనిచేశారు. ప్రెసిడెంట్ కెన్నెడీ నామినేషన్‌ను సెనేట్ ధృవపరచవలసి యున్నది. ఈ పని త్వరలోనే జరుగనున్నట్లు తెలుస్తున్నది.

త్రివేండ్రం, ఫిబ్రవరి3 :— వచ్చే సంవత్సరంలో మద్య విక్రయానికి కేరళలో అనుమతించబడిన ప్రాంతాలలో కొత్త మద్య విక్రయ శాలల ఏర్పాటుకు అనుమతించరాదనే కేరళ ప్రభుత్వం నిర్ణయించు కొన్నట్లు తెలుస్తున్నది.

శ్రీ శార్వరినామ సంవత్సర మాఘ బహుళ తదియ

1961 ఫిబ్రవరి 4, శనివారం

తదియ ఉ. 7—18 వరకు ఉత్తర పూర్తి. వర్జ్యం ప. 1—2 నుండి 2—48 వరకు

ఆంధ్రప్రభ

1961 ఫిబ్రవరి 4, శనివారం

మూడు ఘనకార్యాలు

అమెరికాలో శ్రీ కెన్నెడీ హయాము ప్రారంభమైన పది రోజులలోనే, అమెరికా శక్తి సామర్ధ్యాల పెరుగుదలకు సూచనగా, అమెరికన్ సైంటిస్టులు మూడు ఘనకార్యాలు సాధించడం గమనించదగ్గది.

అంతరిక్షంలోకి ఒక చింపాంజీని పంపగా అది సురక్షితంగా భూమికి తిరిగి చేరుకున్నది. భూతలపు ఫోటోలుతీసే కెమేరాలలో క్రొత్తగా ఒక ఉపగ్రహాన్ని ఎగురవేయగా అనుకున్న ప్రకారం అది భూమి చుట్టూ ప్రదక్షిణం చేయనారంభించింది. నూతన పద్ధతితో ఒక రాకెట్టును నిర్మించి ప్రయోగించగా అది దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో 4 వేలమైళ్ళ దూరానగల లక్ష్యాన్ని భేదించగలిగింది.

ఈ విధమైన ప్రయోగాల్లో అమెరికా ఇంతకుపూర్వం సోవియట్ రష్యాకు కొంత వెనుకబడడం జరిగితే, ఆ లోపం ఈ మూడింటివలనా ఇప్పుడు తీరిందనే చెప్పుకోవచ్చు. సోవియట్ రష్యాను అమెరికా ఎలా నిర్లక్ష్యం చెయ్యడానికి వీలు లేదో, అలాగే అమెరికాను కూడా సోవియట్ రష్యా నిర్లక్ష్యం చెయ్యడం శ్రేయస్కరంకాదని యీ విజయాలు ఉద్ఘాటిస్తున్నవి.

రష్యన్లు ఇదివరలో కుక్కలను, చుంచులనూ అంతరిక్షంలోకి పంపగా, అమెరికన్లు కోతులను పంపడంజరిగింది.ఇప్పుడు, కొంతకంటె మనిషికి సన్నిహితమైన చింపాంజీని పంపారు. రష్యన్లు మనుష్యుల్నే పంపినట్టు ఈ మధ్య కొన్ని వదంతులు వినిపించాయిగాని, అధికారికంగా అవి ధ్రువపడలేదు. ఒకవేళ అట్టివి జరిగిఉన్నా, ఆ విఫల ప్రయత్నాలకు విశేష ప్రాముఖ్య మీయవలసిన పనిలేదు.

అంతరిక్షయానమంటే, భూమ్యాకర్షణ పరిధి దాటి నివాత ప్రదేశంలో, ప్రమాదభరితమైన వివిధ కిరణప్రసారాల మధ్యగా ప్రయాణం చెయ్యడమన్న మాట. వేలకొలదిమైళ్ళ వేగంతో ఈ ప్రయాణం చేసేటప్పుడు, ఎన్నెన్నో మార్పులకు శరీరం తట్టుకోవలసి ఉంటుంది. మొన్నటి అంతరిక్షయానాన్ని చింపాంజీ ఏవిధంగా తట్టుకో గలిగిందీ సైంటిస్టులు పరిశీలించవలసి ఉన్నది. ఏమైనప్పటికీ మానవుడంతరిక్షయానం చేసే రోజుకూడా చాల దగ్గరపడినదనడానికి ఎంతమాత్రం అనుమానం లేదు.

ఇక, భూమిచుట్టూ ప్రదక్షిణం చేస్తున్న నూతన అమెరికన్ ఉపగ్రహంలో కెమేరాలు భూతలంపై ఏ భాగాలకుకావలిస్తే ఆ భాగాలకు సూక్ష్మాతిసూక్ష్మ వివరాలతో ఫోటోలు తీయజాలి ఉన్నవనిచెపుతున్నారు. ఈఛాయా చిత్రాలను వెంటనే భూమికి అందించే యంత్రవిశేషాలుకూడ ఉపగ్రహంలో ఉన్నాయో లేదో తెలియదు. అవికూడా ఉంటే, రష్యామీదికి గూఢచారి విమానాలనేవి పంపనవసరం లేకుండానే అమెరికా, రష్యన్ భూభాగాల రహస్యాలను విశదంగా తెలుసుకోగలదన్న మాట. ఇలాంటి యంత్ర విశేషాలు రష్యాకు కూడా ఉంటే, ఇక ఒకరి రహస్యాలొకరికి బట్టబయలు కావలసినవే.

పోతే, అమెరికన్ సైంటిస్టులు సాధించిన మూడవ విజయం ఎంతకాలంనుంచో అమెరికా సాధించలేక సతమతమౌతూ వచ్చినది. భూమిపై సుమారు 1500 మైళ్ళ దూరం వరకూ లక్ష్యభేదం చెయ్యగల రాకెట్లను మాత్రమే అమెరికా ఇంతకు పూర్వం సృష్టి చెయ్యగలిగింది. రష్యనులు అలాకాక, అయిదారు వేల మైళ్ళ దూరంవరకూ లక్ష్యభేదన శక్తిగల రాకెట్లను ఇదివరకే నిర్మించారు. ఇప్పుడొక విధంగా, ఈ పోటీలో అమెరికన్లు రష్యన్ల పరుగును అందుకున్నారని చెప్పవచ్చు.

అమెరికా ప్రయోగించిన రాకెట్, 4 వేలమైళ్ల దూరాన గల లక్ష్యాన్ని భేదించినట్టు చెప్పబడుతున్నది. ఇంకొక ముఖ్య విశేషమేమంటే, ఈ ప్రయోగానికి ఉపయోగించిన ఇంధనం. అతి త్వరితంగా - ఒక మీట నొక్కినంతమాత్రంతోనే - రాకెట్‌ను అతివేగంగా ఆకాశంలోకి దుమికింప జాలినట్టిది. ఇంతకు పూర్వం ఉపయోగిస్తూ వచ్చిన ఇంధనం దాదాపు 20 నిమిషాలకు గాని రాకెట్‌ను ప్రేల్చలేక పోయేది.

మీటనొక్కినతోడనే రాకెట్ అంటుకొని, గంటకు 15 వేల మైళ్ళ వేగంతో పిడుగువలె పోయి లక్ష్యాన్ని భేదిస్తుందంటే, ఇది ఎంతటి భయంకరమైన విజయమో తేలికగా ఊహించుకోవచ్చు. అమెరికాలో ఎక్కడనుంచి అయినా అవసరమైతే క్షణమాత్రంలో మాస్కో మీదికి ఈ రాకెట్‌ను వదలగల మన్న ధైర్యం ఇప్పుడు అమెరికన్లకు బాగా ఏర్పడింది.

ఈ రాకెట్ యంత్రాలను, ఎక్కడకు పడితే అక్కడకు తీసుకొని పోవడానికి వీలుగా, బలిష్ఠమైన రైల్వే వాగన్లపైన వీటిని అధిష్ఠింపజేయ నిశ్చయించారు. ఇదిగాక, కొన్ని భూగర్భ స్థావరాల్లోకూడా వీటిని నెలకొల్ప డానికి ఏర్పాట్లు జరుగుతవి. అమెరికా మారణశక్తిని ఈ నూతన విధానం అత్యంత భయంకరంగా పెంచివేసింది.

దీనివలన తేలుతున్నదేమిటి? ఒకదాని నొకటి త్రుటిమాత్రంలో నాశనం చేసుకోగల శక్తి సామర్థ్యాలను రష్యా, అమెరికాలు దాదాపు సరిసమానంగానే సంపాదించుకున్నాయి. ఇందుకు వారు పూనుకోవడమంటే జగత్ప్రళయం కల్పించడమన్న మాటే. కనుక, ఈ శక్తి సామర్థ్యాలు ఉపయోగించడానికి పనికివచ్చేవి కావు. సాధ్యమైనంత త్వరలో వీటిని పరిత్యజించడమే ముఖ్య కర్తవ్యం. రష్యా, అమెరికాలు ఇకనైనా త్రికరణశుద్ధిగా ఈ కార్యక్రమానికి పూనుకుంటే లోకం సంతోషిస్తుంది.

బుద్ధిమాంద్యంకు విరుగుడు మందు

(మన ప్రత్యేక విలేఖరి)

టోకియో, ఫిబ్రవరి 3:— కుక్కల వెన్నెముకలోని ద్రవంనుంచి మనుష్యులలో బుద్ధి మాంద్యాన్ని నయం చేయగల కొత్త పదార్థాన్ని కనుగొనడంలో జపాన్‌లోని నిప్పన్ విశ్వవిద్యాలయానికిచెందిన చెందిన ప్రొఫెసర్ కజూహోనసై ఎట్టకేలకు కృతార్థులైనాడు. అయిదేళ్ళ క్రితం బ్రస్సెల్స్‌లో జరిగిన మనస్తత్త్వ శాస్త్ర వేత్తల సభలో మాట్లాడుతూ మానవుని మెదడులో అతని యొచన శక్తిని మందగింపజేసే పదార్థం ఒకటి ఉందని దానికి విరుగుడు కనిపెట్టినట్లైతే మెదడు కణాలు తీవ్రంగా పనిచేసి బుద్ధిమాంద్యం నయం కావచ్చునని ఒక సిద్ధాంతాన్ని ప్రకటించి ఉన్నాడు. అప్పటినుంచి గత అయిదేళ్ళుగా తీవ్రమైన పరిశోధన సాధన సాగించి ప్రొఫెసర్ నగై చివరకు ఈ విరుగుడు పదార్థాన్ని కనుగొన్నాడు.

ఈ మందు ఒక్కడావ్ తయారు చెయ్యాలంటే సుమారు 2వేల కుక్కలు అవసరం ఉంటాయట.

కాంగోలో నైజీరియా సేనలు

ఉపసంహరించరాదని ప్రధాని బలేవా ప్రకటన

ఇబూ, తూర్పునైజీరియా, ఫిబ్రవరి2:— కాంగో నుంచి సమితికి చెందిన నైజీరియా సేనలను ఉపసంహరించడం బాధ్యతా రహితమైన చర్యఅని నైజీరియా ప్రధాని శ్రీ బలేవా నిన్న రాత్రి ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రస్తుతం 1400 మందినైజీరియా సైనికులు కాంగోలో ఉన్నారు.

నదీజలాల వివాదం

మద్రాస్ ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ సలహా

మధుర,ఫిబ్రవరి3 :— మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజనాడార్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో నేడుఇక్కడ మాట్లాడుతూ నదీ జలాల పంపిణీ విషయంలో కొన్ని రాష్ట్రాలమధ్యగల వివాదాలను గురించి కొండంతలు చేయడం తగదన్నారు. ఈవివాదాలన్నీ సామరస్యంగా పరిష్కారం అయితీరవలసినవేనని,ఏమంత తీవ్రమైన సంగతి కాదని వివరించారు.

నదీ జలాలలో ఒక రాష్ట్రం పెద్దవాటాను కోరటం,లేదా మరి ఒక రాష్ట్రం తమ నదీజలాను పొరుగు రాష్ట్రానికి ఇవ్వడానికి ప్రారంభంలో ఇష్టపడక పోవటం అనేది జరిగినంత మాత్రానే ప్రజలు పెద్ద గందరగోళం చేయడం తగదన్నారు.

ఆసియా దేశాలలో మధ్యరకం పరిశ్రమలు

ఏర్పాటులో తోడ్పాటుకు ప్రత్యేకసంస్థ స్థాపన

రావల్పిండి, ఫిబ్రవరి 3 :— మధ్యతరగతి పరిశ్రమలసంస్థాపనలో ఆసియా దేశాలకు తోడ్పడే నిమిత్తం ఒక ఆసియా ఉత్పత్తి సంస్థ వచ్చేనెలలో నెలకొననున్నట్లు శ్రీ ఇచిరోఒషికావా (జపాన్) నిన్న వెల్లడించారు.

ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను గురించి పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చించడానికే ఈయన యిప్పుడు యిక్కడకు వచ్చివున్నారు.

జపాను, ఫిలిప్పీన్, థాయ్‌లెండ్, ప్రభుత్వ ప్రతినిధులు గత సెప్టెంబరులోమనిలా (ఫిలిప్పీన్స్ రాజధాని) లో జరిగిన సమావేశములోనే నిర్ణయించబడింది.

ఈ సమావేశానికి శ్రీ ఒషికావా సెక్రటరి జనరల్ గావున్నారు.

ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ మరణం

కాన్‌బెర్రా, ఫిబ్రవరి 2 :— ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ లార్డ్ఆల్‌న్‌బి నేటి రాత్రి మరణించారు.

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు-2

స్వపరిపాలనా యుగం

రచన: శ్రీ కొడాలి ఆంజనేయులు

1905లో జరిగిన వంగరాష్ట్ర విభజనఅనంతరం భారతదేశంలో జాతీయ ఆందోళన తీవ్రరూపము దాల్చిందని ఇంతకు పూర్వం వ్రాసి వున్నాను. దాని స్వరూపము సంగ్రహముగా విప్పుట ముద్దు చెంచుట అవసరమని తోస్తున్నది. వంగరాష్ట్ర విభజనమునకు ప్రతికూలముగా ప్రజలు సమావేశములు, వూరేగింపులు, ప్రదర్శనములు, వేయ ప్రారంభించగా, ప్రభుత్వము వారు వాటి నన్నింటినీ నిషేధించటం మొదలుపెట్టారు. విద్యార్థులీ వుద్యమములలో పాల్గొనరాదని వుత్తరువులు జారీ చేయబడినవి. గూర్ఖా పటాలములు తూర్పు బంగాళములో దిగినవి. కాని ప్రభుత్వము వారవలంబించిన ఈ నిర్బంధ శాసన ప్రయోగం నగారాను జోకొట్టి, నట్లయింది.విద్యార్థులు రాజకీయములలో పాల్గొనరాదని చేయబడిన ఉత్తరువులు ప్రభుత్వ పాఠశాలా బహిష్కరణమునకు దారితీసినవి. అంతట జాతీయ నాయకులు జాతీయ విద్యా ప్రచారమును సాగించినారు. ఒక్క తూర్పు బంగాళ రాష్ట్రములోనే 24 జాతీయ విద్యాలయములు స్థాపింపబడ్డవి. సర్ గురుదాస్ బెనర్జీ జడ్జీపదవినుండి విరమించి, 'వంగజాతీయ విద్యాపరిషత్తును స్థాపించినాడు. ప్రభుత్వవిధాన ప్రతికూల ప్రచారంతోనూ, విదేశవస్త్ర బ్రిటిష్ వస్తు బహిష్కరణోద్యమములతోనూ పాటు, జాతీయ విద్యావ్యాపనము స్వదేశీ ఉద్యమ ప్రచారము మొదలగు నిర్మాణ కార్యక్రమాలను కూడా మన జాతీయ నాయకులు నిర్వర్తించుచుండిరి. ఆ కాలంలో 'వందేమాతరం' అను నినాదములతో దిక్కులు ప్రతిధ్వనించినవి. ఈ 'వందేమాతరం' నినాదమే ఒక రాజద్రోహంగా పరిగణింపబడి అనేకులు ప్రభుత్వ నిర్బంధ విధానమునకు గురి అయిరి. ఆ రోజులలో చంద్రపాల్ 'న్యూ ఇండియా' అనే ఆంగ్లభాషా వారపత్రికకు సంపాదకుడుగా నుండెను. ఆయన జాతీయ భావములను జాతీయ విద్యా విధానమును, తన పత్రిక ద్వారా ప్రచారము చేయుచుండెను. 1907 లో ఆయన ఆంధ్రదేశమునకు వచ్చినప్పుడు ఆయనకు సన్మానపత్రమును సమర్పించిన పాపమునకు అక్కడి ట్రయినింగు కళాశాల విద్యార్థులు కొంత మంది సస్పెండు చేయబడిరి. వారందరును జాతీయ సైనికులుగా మారిరి. మచిలీపట్టణములోని ఆంధ్రజాతీయ కళాశాల స్థాపించబడిన దా కాలముననే. ఈ వంగరాష్ట్ర విభజనాందోళనము యావద్భారతమును సంచలింపచేసిన కారణమున 1911డిసెంబరు నెలలో వంగరాష్ట్ర విభజనము రద్దుచేయబడినది. ఈ విధముగా వంగరాష్ట్ర విభజ నాందోళనమునకు విజయం కలిగింది.

1906 డిసెంబరు నెలలో భారత పితామహుడు దాదాభాయి నౌరోజీ అధ్యక్షత క్రింద కలకత్తాలో కాంగ్రెసు మహాసభ సమావేశమయింది. అది 22 వ కాంగ్రెసు. ఆ మహాసభలోనే, భారత దేశమునకు స్వరాజ్యము సంపాదించటమే కాంగ్రెసు మహాసభ యొక్క ఆశయమని, ఆయన ముక్తకంఠముతో ప్రప్రథమమున ప్రకటించెను. కాని తీర్మానములో మాత్రము స్వరాజ్య మనే పదమును వాడకుండా స్వపరిపాలన మనే మాటను వాడుతూ వచ్చారు. ఆ రోజులలో మన దేశానికి స్వరాజ్యము కావలెనని అనడమే ఒక అపరాధంగా భావింపబడుతుండేది. 1907 లో బారిసాల్‌లో జరిగిన వంగరాష్ట్ర మహాసభలో మన దేశమునకు స్వరాజ్యం కావలయునని చెప్పినందుకు సురేంద్రనాథ బెనర్జీని రాజద్రోహ నేరం క్రింద అరెస్టుచేసి, బెంగాలు గవర్నమెంటు వారు కేసు పెట్టారు. ఈ కేసు కలకత్తా హైకోర్టుకు పోగా, ఆ కోర్టు జడ్జీ శారదాచరణమిత్రా మన దేశానికి స్వరాజ్యం కావాలనడం రాజద్రోహ నేరం క్రిందకు రాదని తీర్పు చెప్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండు, కెనడా, దేశాలు బ్రిటిష్ సామ్రాజ్యమునకు లోబడి బ్రిటిషు జాపుటా క్రింద స్వపరిపాలనమును సాగించుకొంటున్నట్లే, భారతదేశంకూడా బ్రిటిష్ సామ్రాజ్యాంతర్గత భాగంగా స్వపరిపాలనమును చేసుకోవడానికి అర్హుల తరం ఉండకూడదనీ, స్వరాజ్యం అనే పదం ఆ అర్థంలోనే వాడబడిందనీ, వ్యాఖ్యానించి సురేంద్రనాథ బెనర్జీని విడుదల చేయించారు. అప్పటి నుండీ ఈ దేశంలోని మితవాద నాయకులు సైతం నిర్భయంగా 'స్వరాజ్యం' అనే పదాన్ని వాడటం ప్రారంభించారు. 1906 లో దాదాభాయి నౌరోజీ అధ్యక్షత క్రింద జరిగిన కాంగ్రెసు తీర్మానముల ననుసరించియే స్వదేశీ ఉద్యమము విదేశ వస్త్ర, బ్రిటిష్ వస్త్ర బహిష్కరణోద్యమములు నాజాతీయ విద్యా వ్యాపనోద్యమములు, విజృంభింప సాగినవి. అనాటినుండియే చేమగ్గముల మీదనే నేయబడిన బట్టలను, మైనపు వత్తులు, సబ్బులు, పింగాణీ గిన్నెలు, మొదలగు స్వదేశీ వస్తువులను ఖరీదు లెక్కవయినప్పటికీ వాటినే కొని స్వరాజ్య సంపాదనకు తోడ్పడవలసిందని ప్రజలు హెచ్చరింపబడుతూ వచ్చారు.

1907—సూరత్ కాంగ్రెసు

ఈ సూరత్ కాంగ్రెసు ఒక పెద్ద చరిత్ర. అసలీ కాంగ్రెసు నాగపురములో జరుగవలసి యుండెను. దానికి లోకమాన్య బాలగంగాధర తిలక్ అధ్యక్షులుగా నుండవలయునని జాతీయవాదుల కోరిక. 1906 లోని కలకత్తా కాంగ్రెసు నాటికే జాతీయ వాదులకును, మితవాదులకును భేదాభిప్రాయములు కలిగినవి. కాని వాటి అధ్యక్షుడు దాదాభాయి నౌరోజీ యుండుగల ప్రత్యేక గౌరవంతో అవి అంతగా ప్రస్ఫుటం కాలేదు. కానీ 1907 నాటి కవి తీవ్రరూపము దాల్చినవి. మితవాదులు కాంగ్రెసు రంగస్థలమును సూరత్‌కు మార్చిరి, అక్కడి స్థానిక ప్రతినిధులతో కలసి తమ యిష్టము వచ్చినట్లు ప్రవర్తించేటందుకని జాతీయవాదు లారోపించారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ అధ్యక్షులుగా నుండేటందుకు మితవాదు లంగీకరించలేదు. కనుక అప్పుడే ప్రవాసమునుండి తిరిగివచ్చిన లాలా లజపతిరాయులు అధ్యక్షులుగా నుండవలయునని చెప్పిన యెడల, బహుశా మితవాదు లభ్యంతరం పెట్టజాలరనే అభిప్రాయముతో ఆయన పేరును జాతీయవాదులు బయటపెట్టిరి. కానీ, లజపతిరాయులు ఆ పదవిని నిరాకరించినారు. ప్రతినిధు లందరు సూరత్ చేరగనే లోకమాన్య తిలక్ తమ పక్షమువారి నందరిని ఒకశిబిరములోచేర్చి మితవాదుల రాకకై ఎదురు చూస్తున్నారు. కాని రాజీ కుదరలేదు. 1906 లో కలకత్తాలో అంగీకరించబడిన జాతీయవిద్య, బహిష్కరణోద్యమము, స్వదేశీ ఉద్యమమునకు సంబంధించిన తీర్మానములను భారత కాంగ్రెసులో పునరుద్ఘాటింప చేయవలయునని జాతీయ వాద లభిప్రాయం. వితవాద నాయకులైన గోపాలకృష్ణగోఖలే, సర్ ఫిరోజ్‌షా మెహతాలు డాక్టర్ రాసబిహారీ ఘోష్‌ను ఆ కాంగ్రెసుకు అధ్యక్షుడుగా నుండ నట్లు ఏర్పాటు చేసి కన్నారు. ఆ నాటి సంగతి సందర్భాలను బట్టి మితవాదులు 1906 లో కలకత్తాలో జరిగిన తీర్మానములను అంగీకరించరని జాతీయవాదుల అభిప్రాయం. అందువలన రాసబిహారీఘోష్ అధ్యక్షుడుగా నుండుటకు జాతీయవాదు లంగీకరించలేదు. 1907 లో సూరత్ కాంగ్రెసులో మితవాదులకును, జాతీయవాదులకును, జరిగిన పోరాటమునకు కిదే కారణము.

ఆ కాంగ్రెసు సరిగా 1907 డిసెంబరు 27 వ తేదీ రెండున్నర గంటలకు సమావేశమయినది. 1600 మంది ప్రతినిధులు హాజరైనారు. రాసబిహారీ ఘోష్ పేరు అధ్యక్ష పదవికి ప్రతిపాదించబడినది. వెంటనే అల్లరి ప్రారంభమయినది. ఆ ప్రతిపాదనను ఆమోదించేటందుకు సురేంద్రనాధబెనర్జీ లేవగానే ఆ అల్లరి మరింత ఎక్కువయినది. సభ ఆనాటికి ఆపివేయబడినది. మరునాడు సమావేశమునకు ముందే లోకమాన్య తిలక్, ఆహ్వాన సంఘాధ్యక్షుడు త్రిభువనదాసు మాల్వీకి ఒక చీటీని అందించెను. అందులో అధ్యక్షుని ఎన్నిక ఆమోదించబడిన పిమ్మట నేనా యెన్నికను గూర్చి మాట్లాడదలుచుకున్నాను. తరువాత ఈ సభను ఆపివేయ వలసిందని తీర్మానం కూడా ప్రతిపాదిస్తాను.దయచేసి నన్ను పిలవండి'' అని వున్నది. అధ్యక్షుని ఎన్నిక సాంప్రదాయం ప్రకారం జరిగిన పిమ్మట తిలక్ తన చీటీని గూర్చి జ్ఞాపకం చేసినా, యెవ్వరూ వినిపించుకోలేదు. అప్పుడు తిలక్ మహాశయుడు ప్రతిఘటించ దలచి, ఉపన్యసించేటందుకు వేదిక మీదికి పోయెను. తిలక్‌ను మాటాడనివ్వలేదు. ఇక సభలో కావలసినంత గందరగోళం జరిగింది. సభలో కుర్చీలు, కర్రలు లేచినవి. ఇంతలో ఒక చెప్పు బాబు సురేంద్రనాథ బెనర్జీని రాసుకొని సర్ ఫిరోజిషా మెహతాకు తగిలింది. కాంగ్రెసు అనాటికి వాయిదాపడినది. మితవాదులు పిమ్మట అలహాబాదులో సమావేశమై, ఒక సమ్మేళనమును ఏర్పాటుచేసుకుని, జాతీయ వాదులను దూరంగా నుంచేందుకొక ప్రణాళికను నిర్మించుకున్నారు. వారు కాంగ్రెసు ప్రధాన సూత్రములను ఈ విధముగా మార్పు చేశారు. "దేశమునందలి ఐశ్వర్య వృద్ధికనుగుణంగా దేశీయులను ఉన్నతోద్యోగములలో చేర్చుకోవటం, మొదలగు సంస్కరణలద్వారా వలన రాజ్యములలో వలే, మనదేశములో కూడా స్వపరిపాలనమునుస్థాపించడమే కాంగ్రెసులక్ష్యం" అని కాంగ్రెసు ప్రధాన సూత్రము మార్పుచేయబడినది. ఇందులో లోకమాన్య బాలగంగాధర తిలక్‌వంటి జాతీయ మహానాయకులకు కాంగ్రెసులో స్థానములేకపోయింది. 1906 లో కలకత్తా కాంగ్రెసులో దాదాభాయి నౌరోజీఅధ్యక్షత క్రింద జరిగిన తీర్మానముల ప్రచారము దేశములో వెనుకబట్టిపోయింది. 1908 లో మొదటి మితవాద కాంగ్రెసు చెన్నపట్టణంలో జరిగింది. ఆ సభకు మద్రాసు గవర్నరుగారు గుడారములను సరఫరా చేశారట. ఆ సభలో మితవాద నాయకుడు కృష్ణస్వామి అయ్యరు "అంగ్లజాతములో వికత్ను కుడు దుష్టాంగంబు ఖండించి, శేషాంగశేకి రక్షించెను"యుక్తిరయ్యె" కాంగ్రెసునుండి జాతీయవాదులను వెళ్ళగొట్ట వలసి వచ్చిందని ఉపన్యసించాడట. అప్పటినుండి 1915 వరకు కాంగ్రెసు మితవాదుల హస్తగతమై, వుంటూ వచ్చింది. బంగాళా విభజనము రద్దు విషయంలో పోరాడిన నాయకులనేకమందికి పెద్దపెద్ద ప్రభుత్వోద్యోగము లయినవి. అసుతోష్ చౌదరి వంటి నాయకులు కొంత మంది హైకోర్టు జడ్జీలుకూడా అయినారు.

జాతీయవాదులకు కాంగ్రెసులో చోటులేనిఫలితం

జాతీయవాదులకు కాంగ్రెసులో చోటులేని కారణమున యువకుల ఉత్సాహం ఆరోజులలో పెడమార్గాలు పట్టడం ప్రారంభమయింది. వారు హింసాయుత మార్గముల నవలంభించ సాగించారు.ప్రభుత్వోద్యోగులనుతెల్లవారుగానీ,నల్లవారు గానీ, హత్యచేయటం ఒక విధమయిన స్వరాజ్య సంపాదనా ప్రయత్నముగా భావించారు. అనేకచోట్ల అనేక హత్యలు జరుగుతూ వచ్చినవి. ఇట్టి విప్లవకారులను ప్రోత్సహిస్తూ "యుగాంతర్" అనేపత్రిక ఒకటి ఉండేది. దాని సంపాదకుడు భూపేంద్రనాథ దత్తు. ఆయన వివేకానంద స్వామి సోదరుడు ఆయనను ప్రభుత్వంవారుపట్టుకొని శిక్ష వేసినప్పుడు "యుగాంతర్" పత్రికకు 30 కోట్లమంది సంపాదకులు కలరని కోర్టులో వాఙ్మూలం యిచ్చారు. ఆయన తల్లిని 500 మంది మహిళామణులు వీరమాత అని అభినందించారు.

1915 వరకూ మితవాద కాంగ్రెసులు జరుగుతూనే వచ్చినవి 1913 లో 28వ కాంగ్రెసు కరాచీలో జరిగింది. దానికి అధ్యక్షుడు నవాబ్ సయ్యద్ మహమ్మద్ ఆ కాంగ్రెసులో,దేశమునకు క్రొత్త రాజ్యాంగ ప్రణాళికను తయారు చేయవలయునని తీర్మానించి,కాంగ్రెసు వారూ,ముస్లిం లీగ్‌వారూకలసి ఒక కమిటీ నేర్పాటు చేశారు. 1914లో డాక్టర్ అనిబిసెంటు, దివ్యజ్ఞానమత ప్రచారమునుండి రాజకీయరంగంలో ప్రవేశించింది. 1908లో రాజద్రోహనేరం క్రిందశిక్షింపబడి ఆరుసంవత్సరములు ప్రవాసమునకు పంపబడిన తిలక్ మహాశయుడు మాండలే నుండి తిరిగి స్వదేశమునకు వచ్చారు.ఆయన విడుదలై వచ్చినప్పటినుండి స్వరాజ్య సంపాదనమునకుతీవ్రంగా ప్రయత్నిస్తూనే వున్నారు. కాని, మితవాద కాంగ్రెసువారు కాంగ్రెసు ప్రథమ సూత్రమును మార్చి నందువల్లను,ఆ మార్పు తిలక్‌గారికిరుచించనందు వల్లనూ ఆయన కాంగ్రెసులో తిరిగి చేరడం దుర్ఘటమయింది. ఈ విషయంలో మితవాదులకు జాతీయవాదులకురాజీ చేయడానికి డాక్టరు బిసెంటు చాలా కృషిచేశారు. ఆ కృషి 1916లో ఫలప్రద మయింది.

1915లో బొంబాయిలో జరిగిన కాంగ్రెసుకూ సురేంద్రప్రసన్నసిన్హా అధ్యక్షులయినారు. ఆ కాంగ్రెసులో భారత దేశాన్ని స్వపరిపాలనా ప్రతిపత్తిగల అధినివేశ రాజ్యములతో పాటు బ్రిటిష్ సామ్రాజ్యంలో సమాన భాగస్వామినిగా చేయ వలయునని తీర్మానించబడింది.1913 లోనే మన ప్రత్యేకాంధ్ర రాష్ట్రోద్యమం ప్రారంభ మయింది. 1915లో భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణమును గూర్చిన తీర్మానము చర్చించేటందుకు కూడా వీలు లేకుండా నిరాకరించ బడినది. 1916నుండి కాంగ్రెసులో మరొక నూతన యుగం ప్రారంభ మయింది.

(సశేషము)

తృతీయ ప్రణాళికలో ఆరోగ్య పథకాలకు కేటాయింపు

ఢిల్లీ, ఫిబ్రవరి 2:— తృతీయ ప్రణాళికలో ఆరోగ్య పథకాలకు నిర్ణయించిన మొత్తంలో నూటికి పదివంతున రాము పొందడానికి కేంద్ర ఆరోగ్య సలహాసంఘం చేసిన ప్రయత్నాలు నెరవేరలేదని తెలుస్తున్నది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆరోగ్య పథకాలకు తాత్కాలికంగా కేటాయించిన 345 కోట్ల రూపాయల మొత్తం నవ ప్రాతిపదికగానే తన కార్యక్రమాలను రూపొందించుకొంటున్నది. ఈ మొత్తంలో 295 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు, యూనియన్ ప్రాంతాలకు వినియోగించబడుతుంది. మిగిలిన 50 కోట్ల రూపాయలు కేంద్రం తలపెట్టిన పథకాలకు, దాని ఆధ్వర్యాన సాగే పథకాలకు వినియోగించ బడుతుంది.

పట్టణాలలో నీటి, ఆరోగ్య పథకాలకు తృతీయ ప్రణాళికలో ప్రాధాన్యమీయబడుతుంది. ఈ పథకాలకు 88.5 కోట్ల రూపాయలు కేటాయించబడింది. కుటుంబ నియంత్రణకు 30.1 కోటి రూపాయల కేటాయింపు జరిగింది.

కేంద్ర ఆరోగ్య సలహాసంఘం ఫిబ్రవరి 5 వ తేదీన సమావేశమై ఈ కేటాయింపులను గురించి పరిశీలిస్తుంది.

కేవలం కేంద్రానికి సంబంధించిన పథకాలు కేంద్రం ఆజమాయిషీ కోసాగే పథకాలు, కేంద్రం సహాయంతో నిర్వహించబడే పథకాలు, రాష్ట్ర పథకాలుఅని నాలుగు తరహాలుగా నిర్ణయించవాలని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం.

అసలుసందడి - అక్కర్లేనిసందడి

ఆదేం దురదృష్టమోగాని, మన జాతీయ జీవనంలో అసలైన సందడులన్నీ తగ్గిపోయి, అక్కరలేని సందడు లెక్కువైనాయి ...

అసలు సందడులు తగ్గడంతోపాటు, మన పూర్వ సాంప్రదాయాలూ, సంస్కారాలు చాలా వరకు నశించిపోయాయి.

ఒక్క పెళ్ళిళ్ల విషయం తీసుకొందాం — పూర్వం "అయిదురోజుల పెళ్లి" చేసి తీరాలనేది షరతుగా పెట్టేవారు. పానకం బిందెలు, పళ్లాలు, వస్త్రాలు ఇచ్చి తీరాలి ... ఆడబడుచు మర్యాదలు పొందాగా చేసితీరాలి ... వచ్చినవారికి సుష్టుగా భోజనాలు పెట్టాలి — అని పెళ్లి మాటల్లోనే ఒప్పందాలు చేయించుకొనేవారు.

ఎవరింట్లోనన్నా పెళ్లి తలపెడితే — మూడు నాలుగు నెలలు ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించేవారు.

ఇంటి గోడలన్నీ చెక్కి చక్కగా అలికించి, ముగ్గులు పెట్టేవారు. ఆ ఇంటి యజమానికీ, భార్యకీ ఆ మూడు నెలలూ నిద్రాహారాలుండేవి కావు ...

నే నెరుగున్న ఇంట్లో ఇలాగే పెళ్లి తలపెట్టారు — అంటే చెయ్యాలని నిశ్చయించారు, కాని పిల్లవాడు కుదరలేదు. 'ఎలాగో అలా ఈ ఏడాన్నాముడిపెట్టాలిగాని..వూరుకొంటూమేమిటి' అని పిల్లతల్లి అంటూవుండటంవల్ల — ఆమె భర్త తీవ్రంగా వరుడికోసం ప్రయత్నం ఒక ప్రక్క చేస్తూనే ... ఒకపక్క పెళ్లిఏర్పాట్లు అలోచిస్తూ వుండేవాడు ...

ఆ దంపతులు ముందుగా పెళ్లిపందిరిని గూర్చి ఆలోచన ప్రారంభించారు. వాకిట్లో ఒక వుసిరిచెట్టు, దానికి కొంచెందూరంగా ఒక కరివేపచెట్టు వున్నాయి... అవి పందిరికి అడ్డం వస్తాయి గనుక — అంతవరకుమాత్రమే పందిరి వేస్తానంటాడా యజమాని.

గుంజ గుంజకూ గ్యాసులైటు

"ఆదేం పందిర? కనుచూపుమేర వరకూ పందిరా, కావలసినంత గందరగోళం వుండాలిగాని' అంటుందామె. 'అయిదురోజుల భాగ్యాని కా చెట్లు తియ్యడ మెందుకూ?' అంటాడాయన.

"అయిదురోజు లైతే మాత్రమేం! పెళ్లివారు పందిరచూసి ఆశ్చర్య పోవద్దూ? ... గుంజ గుంజకూ ఒక గ్యాసులైటు పెట్టాలి. వెలుతురు కొట్టొచ్చినట్టు ఉండాలి' అని ఆవిడ —

"వెలుతురు సరే! నువ్వు నన్ను కొట్టరాకు..." అని ఆయన చమత్కరించడం ...

ఇలా పందిర్ని గురించే రెండు నెలలు చర్చ జరిగేది ... అప్పటిమంచే అందరికీ చెప్పేవారు "మా ఇంట్లో పెళ్లౌస్తోం" దని . ఎవరైనా ఒక యజమాని వీధివెంట త్వరత్వరగా నడిచి పోతుంటే "ఆదేమిటా సావయ్య పలకరించ కుండానే పోతున్నాడు" అని ఒకరంటే —

"పాకం చేస్తాడు. ఆడపిల్ల పెళ్లి దగ్గిర పెట్టుకొని, అక్కడా ఇక్కడా నిలబడతాడా? ... ఒక్క అడుగు ముందుగా ఇంటికిపోతే — ఒక ముక్క భార్యతో మాట్లాడుకోవచ్చు. ఒక చక్కని ఆలోచన రావచ్చు" అనుకొనేవారు వూళ్లోవాళ్ళు.

అంతేనే కాదు —ఎవరింట్లో పెళ్లి అనుకొన్నా వూళ్ళోవా ళ్లంతా తమ బాధ్యతకూడా కొంత వున్నదనిగుర్తించి, సహకరించేవారు ... పెళ్లివారు కూడా వచ్చి ప్రతి చిన్న విషయం వారితోచెప్పి సలహా తీసుకొంటూ వుండేవారు.

కూర సరేలేవే....వారముంది పెళ్ళి

తమ ఇంట్లో పనులు త్వరగా ముగించుకొని, తక్కిన సమయమంతా పెళ్లివారింట్లోనే గడిపేవారు. ఒకఇంట్లో జరిగిన సంభాషణ నేను విన్నాను —

భర్త: ఏయ్! ఏంచేస్తున్నావు?
భార్య: అన్నం వార్చాను ... కూర వండుతున్నాను.
భర్త: కూర సరేలేవే! వాళ్లింట్లో పైవారం పెళ్లి గదా ... తీరికచేసుకువెళ్లి నేర్పినంత వరకు వాళ్లకేదైనా పనిచెయ్యకపోతే ఎలా? ... సమయంలో సహాయపడకపోతే — తర్వాత ఏంచేస్తాం? ... పెళ్లి ఆయిన తర్వాత ... ఆడపిల్ల వత్తారింటికి పంపుతుంటే — కళ్లనీళ్లు తుడుచుకొంటూ ఒక్కొక్కళ్లే దళ్లచాటున దాక్కో వలసిందేగా ... వెళ్లు — వెళ్లు ...

నేనే చల్లనీళ్లో పోసుకు తింటాలే! —

ఇలా వుండేవి పూర్వకాలంలో గ్రామాలలో సహకార సుహృద్భావాలు. వూళ్లో పెళ్లి అందరికీ అతి ముఖ్యమైన పండగ్లా వుండేది ... అంతేనే కాదు ... అందరూ ఉడతా భక్తిగా సేవచేయ దానికి తగిన అవకాశంగా కూడా ఉండేది.

పుట్టింటినెత్తుకొచ్చిపూజామందిరంలో

ఒకసారి చెప్పగా విన్నాను .. ఒక వూళ్లో వున్న కూతుర్ని తీసుకువద్దామని తండ్రి బండి కట్టించుకొని వెళ్లాడు. అల్లుణ్ణడిగాడు. 'సరే, మీ ఇష్టం' అన్నాడాయన.

కాని కుమార్తె మాత్రం "ఇంకోసారి వస్తా నాన్నా! అందిట.

ఆయన ఆశ్చర్యపోయి"ఆదేమిటమ్మా! అల్లుడు తీసుకు వెళ్లమంటే నువ్వు రానంటున్నావు" అన్నాడు.

"ఆదికాదు నాన్నా ... పుట్టింటికి వెళ్లాలనే కోర్కలేనిపిల్లా...నట్టింట్లో దూరాలనే ఆశలేని పిల్లీ వుంటాయా ...! ఎవరిమాటో ఎందుకూ నామాట చెపుతున్నా ... పుట్టింటి నెత్తుకొచ్చి నా పూజామందిరంలో పెట్టుకోవాలనిపిస్తుంది. అలాటిది రమ్మంటే రానా! ... ఈ వీధిలోనే ఈ వారంలో ఒకళ్లింట్లో పెళ్లి ... అలాటప్పుడు పుట్టింటికెళ్లానంటే ఏమనుకొంటారు'అందిట.

తన కుమార్తె సేవాభావానికి, మర్యాదకు ఆ తండ్రి కళ్లు చిల్లులు పడినట్లు జలజలా ఆనంద బాష్పాలు కురిశాయట. వాటిని కొల్లాయితో తుడిస్తే తప్పనివాలాసేవల్లా గేవుండిపోయాడట...



కుమార్తె: "ఊళ్ళో పెళ్ళవుతుంటే ఎలారాను నాన్నా....?"
తండ్రి: అలాగే తల్లీ! నే వెళ్ళొస్తా....

పిలవకపోయినా

తెల్లవారగానే తండ్రి'అలాగేతల్లీ !పిలవకపోయినా ఆపెళ్లికి నేనూ వస్తాను ... ఇద్దరం కలిసి ఇంటికి వెడదాం' అని బండికట్టుకొని వెళ్లిపోయాడట...

ఇలాటి కథలెన్నో వుంటాయి పల్లెటూళ్లలో ... ఆ సహకారజీవన మత్యమృతం ... అది బోధనవల్ల అభ్యసమయ్యే సహకార గుణం కాదు ... సంస్కృతి సాధించి అందించిన అమరభావం ...

పదిరోజులుముందే కట్టేస్తా....

ఆయింటి యజమాని కనపడ్డవాళ్ళకల్లా "ఇదుగో బాబోయ్ ... నీకేమన్నా పనులుంటే ఈ నెల్లోనే చేసుకో ... వూరెళ్లాలంటే వెళ్లిరా ... మా ఇంట్లో పెళ్లౌస్తోంది. పదిరోజులు ముందుగానే నిన్ను పట్టుకొంటా ... పదహారురోజుల పండగెళ్లిన తర్వాత వదులుతా ..." అంటూ వుంటాడు.

వాళ్ళు అలాగే తమపనులన్నీ సర్దుకొన్ని వచ్చి చెయ్యమంటే దానికి సిద్ధంగా వుంటారు ... అప్పటికివారుకూడాదుస్తులుకుట్టించుకొనేవారు.

"కోక కొనమంటే వినవాయె! గోపయ్యగారింట్లో పెళ్లౌచ్చి పడుతుంటే — అయిదు రోజులూ ఆ వాయిలు కోకే చుట్టుకు తిరగనా? నాకేం ... అట్టాగే తిరుగుతా ... వలానా మనిషి భార్య అంటారుగాని, నన్ను పేరెట్టి చెప్పకోరు గదా! ... నే పట్టుకు రమ్మనేదికూడా నీ పరువు కోసమే" అనడం జరుగుతూ వుంటుంది.

"ఇప్పుడెక్కడతేనే కొత్తచీర?"అనిభర్తఅంటే "ఇలా యిబుద్ధిలాగ నుంచోనా? ...

"అంతేలే నా అదృష్టం ... ఎప్పుడో తెలుసు నాకా మాట—వూళ్లోవాళ్లంతా గ్యాసు లైట్లల్లే మెరుస్తుంటే 'ఇలాయిబుడ్డి' లాగా నుంచోనా?" అని దీనంగా చూస్తుంది.

ఇప్పుడు పెళ్లిళ్ల కెళ్లడం ఏం వుంది?... నాలుగైదు గంటలుండదు వ్యవహారమంతా. మూడువందల మైళ్లు ప్రయాణంచేసి వస్తే మూడు పూటల్లో పెళ్లి ఆఖరు. వచ్చిన వాళ్లకు ఒళ్లు నెప్పులు తీరకముందే దళ్లు విప్పడం ... పీటలు, గ్లాసులు పంపడం ... విడిది ఖాళీ చేయడం ... వగైరాలు జరుగుతూ వుంటాయి.

'ఇదుగో చూడమ్మా! నువ్వెరైల్లో వెడతావు?' అని ఎదురుగా వచ్చి ప్రశ్నిస్తారు

"నేనా ... అసలు ఇవ్వాళే వెడదామని వుంది. కాని వారిని స్టేషనుకు వెళ్లండి రమ్మని రాకొను. అందుకని ఆలోచిస్తున్నా" అంటుంది. "అహో మరేం లేదు. నగందూరం పైవరకూ మనవాళ్లు వస్తున్నారు ... సర్దాగా వెళ్లవచ్చుగదా అని అడుగుతున్నా' అంటాడా యజమాని.

16 రోజుల పండక్కి

12 రోజుల విరహం

పదహారోజుల పండగ లేక్కేస్తా కాలు... పదహారు గంటల పండగలే! ... పదహారోజు వచ్చేసరికి పండగమాట అలావుంచి — ఆ నూతన దంపతులకు పన్నెండు రోజుల విరహం కూడా వెంట పడుతోంది.. ఏమంటే ఉద్యోగం ... పురుషలక్షణం ... మొదట్లోనే వక్ర వీక్షణం...

—రాపూరు

"కాంగోలో రాజకీయచర్యలపై అగ్రరాజ్యాలు ఒప్పందానికి రావాలి"

—:x:—

భద్రతాసంఘంలో భారతప్రతినిధి శ్రీ సి. యస్. ఝా విజ్ఞప్తి

—:x:—

రష్యా, సింహళం ప్రతినిధుల ప్రసంగాలు

న్యూయార్కు, ఫిబ్రవరి 3:—

కాంగో విషయంలో శ్రీ హామర్షెల్డ్ అనుసరిస్తున్న వైఖరిని రష్యా నేడు భద్రతాసంఘ సమావేశంలో తిరిగి తీవ్రంగా విమర్శించింది.

కాంగోలో కల్లోలపరిస్థితి తిరిగి తలెత్తిందనీ, సమితి ఇక చూస్తూ ఊరుకొనడం ప్రపంచ శాంతికే ప్రమాదకరమని సింహళ ప్రతినిధి హెచ్చరిక చేశారు.

కాంగో సమస్య పరిష్కారానికి గైకొనవలసిన కనీస రాజకీయ చర్యలపై అగ్రరాజ్యాలు ఒక ఒప్పందానికి రావాలని ఇండియా ప్రతినిధి శ్రీ సి. యస్. ఝా విజ్ఞప్తి చేశారు.

భద్రతాసంఘం నిన్న తిరిగి కాంగో సమస్యపై చర్చ ప్రారంభించింది.

కాంగో విషయంలో సమితి సెక్రటరీ జనరల్ శ్రీ డాగ్ హామర్షెల్డ్ అనుసరిస్తున్న వైఖరిని రష్యా నేటిరాత్రి భద్రతాసంఘం సమావేశంలో తిరిగి విమర్శించడానికి పూనుకున్నది. అయితే, కాంగోపట్ల తన దేశం వైఖరిని సింహావలోకనం చేయుగలనని అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ వెల్లడించిన నిర్ణయాన్ని మాత్రం రష్యా హర్షించింది.

కాంగో వ్యవహారం పట్ల ప్రెసిడెంటు కెన్నెడీ అమెరికా ప్రతినిధి అడ్లాయ్ స్టీవెన్సన్ చేసిన ప్రకటనలు కాంగో విషయములో ఒక సముచితమైన వైఖరిని అవలంబించవలెనని వారు చిత్తశుద్ధి పూర్వకంగా అభిలషిస్తున్నట్లు తెలుపుతున్నవని సోవియట్ ప్రతినిధి శ్రీ వెలెరిన్ జోరిన్ భద్రతాసంఘం సమావేశంలో అన్నారు. కాంగోలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి సోవియట్ యూనియన్ సూచించిన సూత్రాన్ని ఆమోదించవలసిందిగా ఆయన అమెరికా ప్రతినిధిని అభ్యర్థించారు.

శ్రీ వెలెరిన్ జోరిన్ కాంగో సమస్యను పరిష్కరించే విషయంలో సోవియట్ యూనియన్ వైఖరిని ఒకమారు తిరిగివివరించారు.

బెల్జియనులను వెనువెంటనే కాంగోనుండి తొలగించవాలని, పాట్రిస్‌లుముంబాను విడుదలచేసి, అతడి ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని, జనరల్ మొబుటూ షోంబేల సేనలను నిరాయుధం కావించాలని, రష్యన్ ప్రతినిధి సూచించారు.

"అమెరికన్ ప్రతినిధిని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము. మేము సూచించిన ఈ మార్గాన్ని అనుసరించడానికి ఆయన సిద్ధంగా వున్నాడా?" అని ప్రశ్నించాడు శ్రీ జోరిన్.

కాంగో విషయంలో శ్రీ హామర్షెల్డ్ అనుసరిస్తున్నవైఖరి పక్షపాతరహితంగాలేదని శ్రీ జోరిన్ విమర్శించారు, కాంగోలో బెల్జియనుల చర్యను హామర్షెల్డ్ ఎదుర్కొనటం లేదని శ్రీ జోరిన్ అన్నారు. లుముంబాకు వ్యతిరేకంగా బెల్జియనులు జనరల్ మొబుటూ, షోంబేలకు సహాయపడుతున్నారని కూడా ఆయన అన్నారు.

సింహళ ప్రతినిధి ప్రసంగం

కాంగోలో కల్లోల పరిస్థితి తిరిగి తలెత్తిందనీ సమితి చూస్తూ ఊరుకోరాదనీ, సింహళ ప్రతినిధి తొలి ఉపన్యాసకుడుగా ప్రసంగిస్తూ, భద్రతాసంఘంలో నేడు హెచ్చరికచేశాడు. సహనశక్తి నశ్చిగిల్లిపోయే పరిస్థితులు ఏర్పడినవనీ, ఏ క్షణంలో నైనా పరిస్థితులు చెయ్యిజారిపోయి, సమితికీ, ప్రపంచ శాంతికీ, ప్రమాదం ఏర్పడవచ్చుననీ సింహళ ప్రతినిధి అన్నారు.

కాంగోలో బెల్జియనుల జోక్యం నానాటికీ పెరిగిపోతున్నదనీ ఆయన విమర్శించారు. కాంగో సమస్యా పరిష్కారానికి ఆయన ఈ క్రింది సూచనలు చేశారు.

మేజరు జనరల్ మొబుటూ సేనలను నిరాయుధం చేయించాలి.

2. కాంగో పార్లమెంటును చట్టబద్ధ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి.

3. బెల్జియను సైన్యం కాంగోనుండి పూర్తిగా వైదొలగేటట్లు చేయాలి.

4. కాంగోలోని పైనిక పౌరవిమానాశ్రయాలను రేడియో స్టేషనులను, తిరిగి చట్టబద్ధ ప్రభుత్వానికి అప్పగించాలి.

5. బెల్జియనులు రువాండా, ఉరుండి ప్రాంతాన్ని తాము చర్యలకు స్థావరంగా ఉపయోగించుకొనడాన్ని నిరోధించాలి.

ఇండియా ప్రతినిధి ప్రసంగం

కాంగో సమస్యా పరిష్కారానికి తీసుకోవలసిన కనీస రాజకీయ చర్యలవిషయంలో అగ్రరాజ్యాలన్నీ ఏదో ఒకఒప్పందానికిరావడం అవసరమని ఇండియా ప్రతినిధి శ్రీ సి. ఎస్. ఝా, నేడు భద్రతా సంఘములో విజ్ఞప్తి చేశారు.

అగ్రరాజ్యాలమధ్య ఈ విషయంలో ఒప్పందం కుదరకపోతే భద్రతాసంఘం కాంగోసమస్యా పరిష్కారానికి తగు చర్యలు గైకొనటం సాధ్యపడదనికూడా ఆయన అన్నారు. కాంగోలో బెల్జియనుల(వ్యక్తుల) రాజకీయప్రాబల్య ప్రభావాలను ఇండియా ప్రతినిధి తీవ్రతరంగా విమర్శించారు. పాట్రిస్ లుముంబాను విడుదల చేసి, పార్లమెంటును పునస్సమావేశ పరచాలని ఆయన కోరారు.

కాంగోలో శాంతి భద్రతలు ఏర్పడి, కాంగో సైన్యం చట్టబద్ధ ప్రభుత్వం క్రింద పనిచేసే క్రమశిక్షణ గల సైన్యంగా రూపొందేవరకు సేనలన్నింటినీ నిరాయుధం కావించి, కాంగోలో శాంతి భద్రతలను రక్షించేబాధ్యతను సమితియే స్వీకరించాలని ఇండియా ప్రతినిధి సూచించారు.

కాంగో సేనలను తటస్థీకరించే విషయములో సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హామర్షెల్డ్ సూచనలను ఇండియా ప్రతినిధి సమర్థించారు. అయితే, మరికొన్ని యితర చర్యలను తీసుకున్నప్పుడే ఈ తటస్థీకరణ ఫలవంతం కాగలదనికూడా ఆయన అన్నారు.

సమితికి కసావుబూ విజ్ఞప్తి

కాంగోలో సమితి ప్రతినిధి శ్రీ దయాళ్‌ను వెనుకకు పిలిపించవలసిందిగా ప్రెసిడెంట్ కసావుబూ శ్రీ హామర్షెల్డ్‌కు ఒక కేబుల్‌ద్వారా అభ్యర్థించారు.

దయాళ్ స్థానే నియమించవలసిన వ్యక్తి పేరును ఆయన సూచించలేదుకాని, అట్టివ్యక్తి నిష్పక్షికుడై ఉండాలని మాత్రం ప్రెసిడెంట్ కసావుబూ సూచించారు.

హైదరాబాద్ స్టాక్ ఎక్స్‌ఛేంజి

హైదరాబాద్, ఫిబ్రవరి 3:—

ఆజాంజాహి	66.00
ఉస్మాన్‌షాహి	48.00
యమ్. ఎస్. కె. మిల్స్	2.75
డి. బి. ఆర్. మిల్స్	80.00
సిర్‌సిల్కు	8.94
నిజాం షుగర్	61.00
సింగరేణి కాలరీస్	10.87
సిర్‌పూర్ పేపర్	16.25
ఆల్విన్ మెటల్స్	14.00
హైదరాబాద్ ఆస్బెస్టాస్	36.75
హైదరాబాద్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్	17.50
హైదరాబాదు ఆస్బెస్టాస్ అండ్ సిమెంట్	4.00
బయోకెమికల్ అండ్ సింథెటిక్	3.31
వజీర్‌సుల్తాన్	31.00
రోలర్ ఫ్లోర్	3.00
తుంగభద్రా ఇండస్ట్రీస్	9.75
యన్. యస్. రైల్వే 5%	150.00
యన్. యస్. రైల్వే 6%	224.00
సిర్‌సిల్కు 6%	92.00
సిర్‌పూర్ పేపరు 6%	92.00
వజీర్‌సుల్తాన్ 7%	102.00
య. బి. సి. 3%	84.37
,, 2½%	81.37

హైదరాబాద్ ధాన్యం మార్కెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 3:—

సన్నబియ్యం (పాతవి)	66.00 నుండి 75.00
,, (కొత్తవి)	57.00 నుంచి 62.00
ముతక బియ్యం	51.00 ,, 52.00
ఆక్కుళ్లు	52.00 ,, 54.00
వె 19 రు	54.00 ,, 56.00
యస్. కె. కె.	61.00 ,, 65.00
నెం. 24 రు	66.00 ,, 67.00
డి. బి.	60.00 ,, 61.00
గోధుమ బన్సీ	52.00 ,, 65.00
జవార్ గుండు	43.00 ,, 46.00
,, బద్ద	30.00 ,, 33.50
,, పసుపు	31.00 ,, 32.50
సెనగలు	49.00 ,, 52.00
పెసరపప్పు	65.00 ,, 66.00
కందిపప్పు చిన్నది	47.00 నుంచి 50.00
కందిపప్పు పెద్దది	55—00 నుంచి 57—00
మినుములు	53—50 నుంచి 54—10
మినుప పప్పు	68—00 నుంచి 71—00
ఉలగలు	44—00 నుంచి 45—50
శనగపప్పు	56—00 నుంచి 57—00
బెల్లం	30—00 నుంచి 38—00

హైదరాబాద్ రెడి బులియన్

హైదరాబాద్, ఫిబ్రవరి 3:—

వెండి:—	
(నాణెపుల్)	244.00
బంగారం:—	
ఓపెనింగ్	140.25
క్లోజింగ్	140.00

హైదరాబాద్ పొర్వర్డు మార్కెట్

హైదరాబాదు, ఫిబ్రవరి 3:—

లిడిక్లట్లు:—	
ఆముదాలు	61.00
ఆముదం	14.50
వేరుశనగ బోల్డ్	75.50
వేరుశనగ క్వాలిటి	79.50
వేరుశనగ మద్రాసు	77.00
వేరుశనగనూనె	19.37
వేరుశనగ పిట్టు	22.25
గింజెగింజలు	57.00
ప్రత్తివిత్తులు	40.00
,, అక్టోబర్	41.00

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 3:—

నేటి ఓపెనింగ్	32.08
నేటి క్లోజింగ్	32.19

క్రీడాలోకం:

పంజాబ్ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ గెలుపు

—:x:—

ఫుట్‌బాల్ ట్రాఫీ తిరిగి కైవసం

హైదరాబాద్, ఫిబ్రవరి 3:—

అఖిలభారత పోలీసు ఫుట్‌బాల్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ నేడు పంజాబ్ జట్టును ఓడించి ట్రాఫీని తిరిగి తన కైవసంచేసుకొన్నది.

రెండవ అరగంటలో శ్రీ జుల్ఫికర్ కొట్టిన ఒకేఒక గోలు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఈ విజయాన్ని సంపాదించి పెట్టింది. పంజాబ్ ఆటగాళ్లు మొదటినుంచీ కూడా మంచి డిఫెన్స్ ప్రదర్శించి ప్రత్యర్థులను గోలుదగ్గరికి రానివ్వకుండా చాలా కష్టపడి ఆట సాగించారు గాని వారి ప్రయత్నాలు చివరివరకు నెగ్గలేదు. పంజాబ్ జట్టు కస్టోడియన్ చరణజిత్‌సింగ్ ఎంతో మెలకువతో ఆడి గోలుకాకుండా తనజట్టును అనేకసార్లు రక్షించాడు.

రెండవ అరగంటలో కూడా పంజాబ్‌జట్టు ఇదేమాదిరి డిఫెన్సు ప్రదర్శించి ప్రత్యర్థులను గోలుదగ్గరికి రానివ్వకుండా అవమాయించగల సూచనలు కానవచ్చాయిగాని, 15 వ నిమిషంలో ఇన్‌సైడ్ లెఫ్ట్ జుల్ఫికర్ ఈ వ్యూహాన్ని ఛేదించి ఎట్టకేలకు ఒక గోలు కొట్టాడు. ఆంధ్రజట్టుకు విజయాన్ని సాధించి పెట్టినది ఇదే.

గోషామహల్ స్టేడియమ్‌లో జరుగుతున్న అఖిల భారత పోలీసు క్రీడోత్సవాల సందర్భంగా నేటి సాయంత్రం ఫుట్‌బాల్ పోటీలలో ఫైనల్స్ నిర్వహించబడ్డాయి. కేంద్ర రహస్య పోలీసుశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ బలబీర్‌సింగ్ విజేతలకు బహుమతులు పంచిపెట్టారు.

రెండు జట్లలోని ఆటగాళ్ల వివరాలు: ఆంధ్రప్రదేశ్ జట్టు: అజీజ్ (కెప్టెన్), అజామ్ (సీనియర్), అజామ్ (జూనియర్), పాట్రిక్, నూర్ మహమ్మద్, సత్యనారాయణ, ఎడ్వర్డ్‌డియాస్, యూసుఫ్‌ఖాన్, జుల్ఫికర్, మహమ్మద్‌యూసఫ్. పంజాబ్ జట్టు: చరణజిత్‌సింగ్, బంత్‌సింగ్, ఓమ్‌ప్రకాష్, జోగిందర్‌సింగ్, సుఖదేవ్ (కెప్టెన్), రామ్‌దేవ్, నిర్‌జిత్‌సింగ్, దిల్‌బాగ్ సింగు, గురుచరణ్‌సింగ్, సింగారిసింగు, అర్జునసింగ్.

అమృతసర్ క్రికెట్ పోటీ

పాక్ జట్టుచే 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు

అమృతసర్, ఫిబ్రవరి 3:—

ఉత్తర మండలం జట్టుకు, పాకిస్తాన్‌జట్టుకు జరుగుతున్న క్రికెట్‌పోటీలో పాకిస్తాన్ ఆటగాళ్లు నేడు మొదటిరోజున ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టంతో 67 పరుగులు చేశారు. అలీముద్దీన్ 25, బ్యాటింగ్ చేస్తున్నాడు. బుర్కీ 23, బ్యాటింగు చేస్తున్నాడు.

సంతోష్ ట్రాఫీ

సర్వీసెస్ జట్టు ఫైనల్స్‌కురాక

కాలికట్, ఫిబ్రవరి 3:—

సంతోష్ ట్రాఫీ జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో సర్వీసెస్‌జట్టు నేడు ఒకే ఒక గోలుతో అస్సాం జట్టును ఓడించి ఫైనల్స్‌కు చేరుకొన్నది.

శాంటామేరియా

(1 వ పేజీ తరువాయి)

(1 వ పేజీ తరువాయి)

ఓడలోని సిబ్బంది వైఖరిని కనుగొనడంకోసం బ్రెజిల్ నౌకాదళానికి చెందిన 50 మంది సైనికులు నౌకలో ప్రవేశించారు.

నౌకను వదిలి వెళ్లిపోవడానికే నావికులు నిశ్చయించుకొన్నారని నౌకా యజమానుల ప్రతినిధులు అన్నారు. ముందు నౌకలోనే వుండడానికి నిశ్చయించుకొన్న ఆరుగురు నావికులు కూడా ఆతర్వాత నౌకనుంచి దిగిపోతా మన్నారు.

నౌకాధికారి శాంటోస్ మైయా నావికులతో సంప్రతించినమీదట ఒడ్డుకు చేరగానే పోర్చుగీస్ ఎంబసీ పత్రికా శాఖాధికారి, నౌకా యజమానుశైన కలోనియల్ నేవిగేషన్‌కంపెనీ ప్రత్యేక ప్రతినిధి, బ్రెజిల్‌లోని యితర ప్రతినిధులు స్వాగతమిచ్చారు.

"గాల్వావో నౌకను కదలించలేదు. బ్రెజిలియన్ నౌకాదళ సైనికులు వోడనైన వున్నారు. నౌక స్వాధీనానికి రిసిఫ్‌కోర్టు తీసుకొన్న చర్యకు అనుగుణంగా బ్రెజిలియన్ నౌకాదళానికి నౌకను అటకాయించడానికి ఉత్తరువు చెయ్యబడగలదనే నేను ఆశిస్తున్నాను. 'బందిపోటు దొంగలు' వెళ్లిపోవడానికి అనుమతించరాదు" అని శాంటోస్ మేయా అన్నారు.

"శాంటామేరియాను వశపరచుకొన వలసిందని బ్రెజిలియన్ ప్రభుత్వాన్ని పోర్చుగీస్ ప్రభుత్వంకోరినట్లు పోర్చుగీస్‌ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేటిరాత్రి తెలియజేశారు.

బ్రెజిల్ ప్రభుత్వం తన అభిప్రాయాలను ఇంకా తెలియజేయలేదని కూడా ఈయనఅన్నారు.

"శాంటామేరియా నౌక రెసిఫీ రేవును చేరినంత మాత్రాన ఆ నౌకవిషయంలో పోర్చుగీసు నౌకాశాఖ తీసుకుంటున్న ముందు జాగ్రత్తలను మార్చవలసిన అవసరం ప్రభుత్వానికి కలగలేదు.

"శాంటామేరియా నౌక తిరిగి లిస్బన్ రేవుకు చేరినప్పుడే ఈ ఉదంతం ముగిసినట్లు పోర్చుగీస్ ప్రభుత్వం భావిస్తుంది" అని ఆయన అన్నారు.

ప్రస్తుత పరిస్థితులలో "శాంటామేరియా" నౌకకు తిరిగి ఇంధనం నింపుకొనడానికి గాని, సరఫరాలు అందజేయడానికిగాని అంతర్జాతీయ న్యాయ శాసనాలు అనుమతించవని తాను విశ్వసిస్తున్నావనికూడా ఆయన అన్నారు.

శ్రీ పార్థసారధి మరణం

హిందూ పత్రిక ప్రచురణకర్త

మద్రాసు, ఫిబ్రవరి 3:—

"హిందూ" పత్రిక ప్రచురణకర్త శ్రీ శ్రీనివాసన్ పార్థసారధి (34) నేటి ఉదయం యిక్కడ మరణించారు. గత మూడు మాసాలనుండి ఆయన వ్యాధితో ఉన్నారు. ఈయన స్వర్గీయ కస్తూరి శ్రీనివాసన్ జ్యేష్ఠపుత్రులు.

శ్రీ పార్థసారధికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

శ్రీపార్థసారధి 1959 నుండి 'హిందూ' పత్రికకు ప్రచురణకర్త. అంతర్జాతీయ పత్రికా సంస్థలో ఆయన సభ్యుడు.

డబ్బుతో పరారైన గుమాస్తా కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 3:—

వ్యవసాయ డైరెక్టరేట్‌లో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న మహమ్మద్ మూసా అనే క్లర్కు రు. 4964.99 తో అదృశ్యం కాగా అతనికోసం నగరపోలీసులు గాలిస్తున్నారు.

చెక్కు ఒకదానిని హైదరాబాద్ స్టేట్ బ్యాంక్‌లో ఈనెల మొదటి తేదీని నగదు చేసికొని ఆసొమ్ముతో అతడు పరార్ అయినట్లు చెప్పబడుతున్నది.

పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి అతని బంధువులలో ఒకరి ఇంటినుంచి రు 4648 స్వాధీనం చేసికొన్నారు.

అతనికోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు.

మహమ్మద్ మూసా 20 సంవత్సరాలుగా సర్వీస్‌లో ఉన్నాడు. అతడు లోయర్ డివిజన్ క్లర్కు. మార్కెటింగువిభాగంలోనిసిబ్బంది జీతంతాలూకు చెక్కు మార్చుకొని రావలసిందిగా అతనివేతికియ్యగా అది మార్చుకొని ఆ ధనంతో పరారీ అయినట్లు భావించబడుతున్నది.

పశ్చిమగోదావరిలో రెండు సహకార సేద్య సంఘాలు

ఏలూరు, ఫిబ్రవరి3:—

పశ్చిమ గోదావరిజిల్లాలో రెండు సహకార సేద్య సంఘాలను స్థాపించుటకు ప్రభుత్వం నిశ్చయించింది. ఈకేంద్రాలు ఒకటి ఏలూరుతాలూకాలోని గుండుగొలను, తాడేపల్లిగూడెం తాలూకాలోని పెదనిండ్రకొలను గ్రామాలలో ఏర్పాటు చేస్తారు.గుండుగొలను సొసైటీ 146సభ్యులతో రిజిష్టరయింది. కొల్లేరు సరస్సు ప్రాంతంలోని 292 ఎకరాలతో ఆగడాల్లంక గ్రామం హద్దులలోని ప్రాంతం ఇందుకు కేటాయించారు.

పెదనిండ్రకొలను సొసైటికి 440 మంది సభ్యులతో 880 ఎకరాల భూమి కేటాయించారు. (పి. టి. ఐ)

చెస్టర్ బౌల్స్‌తో శ్రీ చాగ్లా చర్చలు

లావోస్. కాంగో సమస్యలను గురించి

వాషింగ్టన్, ఫిబ్రవరి 3:—

ఇండియా రాయబారి శ్రీ ఎం. సి. చాగ్లా నిన్న లావోస్, కాంగో సమస్యలను అమెరికా విదేశాంగశాఖ ఉన్నత స్థాయి ఉద్యోగులతో చర్చించారు. ఈ సమస్యల పరిష్కార విషయములో ఇండియా వైఖరిని శ్రీ చాగ్లా అమెరికన్ విదేశాంగశాఖ ఉద్యోగులకు తెలియజేశారు. శ్రీ చాగ్లా 30 నిముషాలసేపు అమెరికా విదేశాంగశాఖ ఉపమంత్రి శ్రీ చెస్టర్ బౌల్స్‌తో ఈ సమస్యలను చర్చించారు. లావోస్, కాంగో సమస్యలను చర్చించినపిదప ఇండియా అమెరికాలకు దక్కిర ఏగుమతి చేసే విషయాన్ని కూడా శ్రీ చాగ్లా చర్చించినట్లు తెలుస్తున్నది.

శ్రీ చెస్టర్ బౌల్స్‌తో సమావేశానంతరం శ్రీ చాగ్లా పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ లావోస్ సమస్యా పరిష్కారానికి అంతర్జాతీయ కంట్రోలు కమిషన్‌ను పునస్సమావేశపరచటమే మార్గమని ఇండియా విశ్వసిస్తున్నదని అన్నారు.

కాంగో భవిష్యత్తును కాంగో ప్రజలే నిర్ణయించుకోవాలని ఇండియా భావిస్తున్నదని కూడా ఆయన అన్నారు.

లావోస్ వ్యవహారంలో చైనా జోక్యం చేసుకుంటే ఆగ్నేయాసియా కంతకూ అది ప్రమాదం కాగలదనికూడా శ్రీ చాగ్లా అన్నారు.

హిందూదేవాదాయ సంస్థలసంఘం

ఫిబ్రవరి 13 నుండి ఆంధ్రలో పర్యటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3:—

హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థల వ్యవహారాల పరిశీలక సంఘంవారు ఫిబ్రవరి 13 నుండి ఆంధ్ర ప్రదేశ్, మద్రాసు రాష్ట్రాలలో 12 రోజులపాటు పర్యటిస్తారు. మొదట ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి ఆతరువాత వారు మద్రాసు రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తున్నది.

ఇండోనీషియాలో చెన్‌యీ పర్యటన

జకార్తా, ఫిబ్రవరి 3:—

చైనా విదేశాంగమంత్రి మార్షల్ చెన్‌యీ వచ్చేనెలలో ఇండోనీషియాను దర్శించవచ్చుని విశ్వసనీయంగా తెలుస్తున్నది. చైనా సాంస్కృతిక ప్రతినిధివర్గం ఒకటి మార్షల్ చెన్‌యీతో పాటు పర్యటించే అవకాశం ఉంది.

ఇండోనీషియా రక్షణమంత్రి, సర్వ సేనాని ఆయిన నాసిషన్ ఉత్తరవియత్నాం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఆదేశాన్ని దర్శించడానికి అంగీకరించారు.

బి. సి. రాయ్ మంత్రివర్గంపై అవిశ్వాసతీర్మాన ప్రతిపాదన

కలకత్తా, ఫిబ్రవరి 3:—

నేడు పశ్చిమ బెంగాల్ శాసనసభ, డాక్టర్ బి. సి. రాయ్ మంత్రివర్గంపై రెండు ప్రత్యేక అవిశ్వాసతీర్మానాలను ప్రతిపాదించడానికి, ఆమోదించింది. బెరుబారి సమస్యను పురస్కరించుకొని ప్రతిపక్షాలవారు, రెండు అవిశ్వాసతీర్మానాలను ప్రతిపాదించదలుచుకొన్నారు. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు అసెంబ్లీ అనుమతించాలంటే ఇదివరకు కనీసం 76 గురు సభ్యులు దానిని బలపరచవలసి వుండేది. కాని ఇటీవల ఈ నియమం 48 కి తగ్గించడంవల్ల నేడు ఈ రెండు తీర్మానాలను ప్రతిపాదించడానికి అసెంబ్లీ అనుమతించింది.

ఎలిజబెత్ విందులో దుస్సంఘటన

కరాచీ, ఫిబ్రవరి 3:—

నేటిరాత్రి యిక్కడ బ్రిటిష్‌రాణీ గౌరవార్థం కామన్వెల్తు హైకమిషనర్లు ఏర్పాటు చేసిన విందుకు యిక కొద్దినిమిషాలకు ఎలిజబెత్, డ్యూక్ ఆఫ్ ఎడింబరోలు విందుకు వస్తారనగా, విందు స్థలంలో వేసిన గుడారం పూర్తిగా నేలకు ఒరిగిపోయింది. అందులోవున్న అతిథులను బయటకు తీయడం కష్టమైపోయింది. అంతకు ముందు కొన్ని నిముషాలకు విద్యుద్దీపాలన్నీ ఆరిపోయాయి.

జకార్తా, ఫిబ్రవరి 3:—

ఇండోనీషియాకు చెందిన సెలెబిస్‌లోని రెవొటిలంగాదివిలో కొండ విరిగి మీదపడడంవల్ల 36 మంది చనిపోయారు.

తృతీయ ప్రణాళికలో ఆరోగ్యపథకాలకు ఖర్చు

—:x:—

ప్లానింగ్ కమిషన్ నిర్ణయంపై చర్చకు 5 వ తేదీని కేంద్ర ఆరోగ్యమండలి సమావేశం

(ఆంధ్రపత్రిక విలేఖరి) న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3:—

తృతీయ ప్రణాళికకాలంలో ఆరోగ్యాభివృద్ధి పథకాలకు ఖర్చుచేసే మొత్తాన్ని 345 కోట్ల రూపాయలకు పరిమితంచేస్తూ ప్లానింగ్ కమిషన్ చేసిన నిర్ణయానంతరం ఏర్పడిన పరిస్థితిగురించి చర్చించడానికి కేంద్ర ఆరోగ్యమండలి ఆదివారంనాడు ప్రత్యేకంగా సమావేశమౌతున్నది.

ప్లానింగు కమిషన్ మొదట ఆరోగ్యాభివృద్ధి పథకాలకు 300 కోట్లరూపాయలు కేటాయించింది. ఆతరువాత సంప్రతింపుల అనంతరం 345 కోట్ల రూపాయలు మించి ఖర్చుపెట్టరాదని నిర్ణయించింది.

తృతీయ ప్రణాళిక తుదిమూసాయిదాపై జాతీయాభివృద్ధి మండలి తుదినిర్ణయంకొరకు కేంద్ర ఆరోగ్యశాఖ వేచియున్నది. అయినప్పటికీ మొత్తం 345 కోట్లరూపాయల ఖర్చుకు అనుగుణంగా పథకాలను తయారుచేసుకోవడం జరుగుతున్నది.

ఆరోగ్యాభివృద్ధి పథకాలకు 703.71 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్లానింగు కమిషన్ ఉపసంఘం మొదట సిఫార్సు చేసింది. ఈమొత్తాన్ని 345కోట్ల రూపాయలకు తగ్గించివేయడంవల్ల ఆశాభంగం కలిగింది. మొత్తం తృతీయ ప్రణాళిక పెట్టుబడిలో పదవవంతును ఆరోగ్య పథకాలకు కేటాయించాలని ప్రారంభంలో సిఫారసుచేశారు.

ఆరోగ్యపథకాలకు ప్లానింగుకమిషన్ నిర్ణయించిన 345 కోట్ల రూపాయలను ఈ క్రింది విధంగా ఖర్చుపెట్టాలనే ఆలోచన ఉన్నది. పట్టణాలలో మంచినీటి సరఫరా కార్యక్రమాలకు 88.5 కోట్ల రూపాయలు, గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి సరఫరా పథకాలకు 12.5 కోట్ల రూపాయలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులు, వైద్య కేంద్రాలకు 62.6 కోట్ల రూపాయలను, ఖర్చుపెట్టాలని నిశ్చయించారు. ఇవికాక అంటువ్యాధులను నిర్మూలించడానికి 69.2 కోట్ల రూపాయలను, వైద్య విద్య, పరిశోధనలకు 69.2 కోట్లు, కుటుంబ నియంత్రణ పథకాలకు 30.1 కోట్లు, ఇతర పథకాలకు 23.4 కోట్లు ఖర్చుచేయాలని తలపెట్టబడింది. మలేరియా వ్యాధి నిర్మూలనకు 55 కోట్లు, మసూచివ్యాధి నిర్మూలనకు ఏడుకోట్లు కేటాయించగా ఇతర అంటువ్యాధుల నిర్మూలన కార్యక్రమాలకు మిగిలే 7.2 కోట్ల రూపాయలు చాల తక్కువమొత్తం అని భావిస్తున్నారు.

తాత్కాలికంగా కేటాయించిన మొత్తాలలో మార్పులు లేకుండానే ప్రస్తుతానికి వివిధ ఆరోగ్య పథకాలను అమలు జరపాలని, ముందుముందు పరిస్థితి వీలయితే అదనంగా నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలని ప్లానింగు కమిషన్ సూచించింది.

ద్వితీయ ప్రణాళికలోవలెనే ఆరోగ్య పథకాలను ఈసారికూడా నాలుగుభాగాలుగా విభజించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం ఆధ్వర్యాన ప్రారంభించిన పథకాలు, కేంద్ర సహాయంతో ప్రారంభించే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మొత్తం ఆరోగ్య పథకాలను విభజించడం జరిగింది.

కుటుంబ నియంత్రణ పథకాలు, దేశీయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించాలనే ప్రతిపాదన ఉన్నది. పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్యకు అవసరమైన అదనపుసిబ్బందికి, పరికరాలకు అయ్యే ఖర్చును మాత్రమే కేంద్రం భరిస్తుంది.

అధికోత్పత్తికి ఉత్సాహప్రోత్సాహాలు

—:x:—

శాస్త్రజ్ఞులకు, రైతులు సమకూర్చాలని కేంద్ర మంత్రిత్వశాఖల సమన్వయసంఘం సిఫారసు

ఢిల్లీ, ఫిబ్రవరి 2:—

ఆహార వ్యవసాయశాఖ, సమాజాభివృద్ధి శాఖ, ప్లానింగ్ కమిషన్‌ల సమన్వయ సంఘం ఉత్పత్తిని అధికం చేయడానికి కొత్త పద్ధతులు కనుగొనే శాస్త్రజ్ఞులకు ప్రోత్సాహ మివ్వాలనీ, ఈ కొత్త పద్ధతులను ప్రయత్నించిచూచే రైతులకు నష్టిడి యివ్వాలనీ సిఫారసు చేసింది.

విత్తనాల, క్షేత్రాల నాణ్యాన్ని విస్తృతిని అధికం చేయడానికి వెంటనే చర్యలు గైకొనాలనికూడా ఈ సంఘం సిఫారసు చేసింది.

విత్తనాల క్షేత్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనవలసిన కొన్ని సత్వర చర్యలను కూడా ఈసంఘం సిఫారసుచేసినదని నిన్నయిక్కడ అధికారరీత్యా వెలువడిన ఒక ప్రకటన వివరిస్తున్నది.

ఉత్తమ వైన వ్యవసాయ పరికరాలను వివిధ రాష్ట్రాలలో త్వరలో ప్రచారంలోకితేవడానికి ఈ సంఘం ఒక కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ ఉత్తమ వ్యవసాయ పరికరాల ఉత్పత్తి గిట్టుబాటు స్థాయికివచ్చే వరకు వీటి అమ్మకంపై ప్రదర్శనలపై గ్రాంట్లు మంజూరు చేయడానికి ఈ సంఘం ఆమోదించింది. ఈ పరికరాలు దేశమంతటా ప్రచారంలోకి రావటం కోసం, రాష్ట్రప్రభుత్వాల వ్యవసాయ పారిశ్రామిక శాఖలమధ్య సమన్వయ సహకారాలు అవసరమని ఈ సంఘం సూచించింది.

యువకులైన రైతులు ఇతర ప్రాంతాలలోని అభివృద్ధి దాయకమయిన పద్ధతులను నేర్చుకొనడానికి అవకాశాలు కల్పించే నిమిత్తం, కొన్ని ప్రాంతాల యువరైతులను పరస్పరం అటు ఇటు పంపడానికి ఈ సంఘం ఒక కార్యక్రమాన్ని ఆమోదించింది.

ఢిల్లీ, ఫిబ్రవరి 1:—

న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు విషయంలో రాజ్యాంగనిర్మాతలు చాలా పొరపాటు పడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ బి. పి. సిన్హా నేడిక్కడ అన్నారు.

ఈ సంవత్సరం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు 9 మంది పదవీవిరమణ చేస్తున్నారని వీరిలో కొందరికు ఉద్యోగబాధ్యతలను నిర్వర్తించగల శక్తి ఉత్సాహం ఏమాత్రం కొరవడలేదని ఆయన అన్నారు. అయినప్పటికీ రాజ్యాంగం వయోపరిమితిని బట్టి వీరు పదవీవిరమణచేయవలసిందే అని నిర్దేశిస్తున్నదని శ్రీ సిన్హా అన్నారు.

అణువిద్యుచ్ఛక్తిచోదిత జలాంతర్గామి

అమెరికాచే జలప్రవేశోత్సవం

న్యూపోర్ట్, (వర్జీనియా) ఫిబ్రవరి 3:—

రాకెట్లను ప్రయోగించే అణువిద్యుచ్ఛక్తి చోదిత జలాంతర్గామి "శామ్ హూస్టన్" జలప్రవేశోత్సవం నిన్నయిక్కడ జరిగింది.

ఈజలాంతర్గామి "అనూహ్యమైన విధ్వంసకశక్తిగల సాధన" మని ప్రెసిడెంట్ కెన్నెడీ వర్ణించారు. "దీనినిర్మాణోద్దేశం ఒక్కటే. అది, శాంతిపరిరక్షణ" అని కూడా ఆయన అన్నారు ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రకటనను ఈ జలప్రవేశోత్సవ సందర్భాన చదివారు.

అమెరికన్ అణు విద్యుచ్ఛక్తి చోదిత జలాంతర్గాములలో శామ్‌హూస్టన్ 23వది. సముద్రం లోనుంచి పోలారిస్ రాకెట్లను ప్రయోగించగల జలాంతర్గాములలో ఏడవది.

కేరళలో ఆర్థిక పరిస్థితి

రాష్ట్రమంత్రివర్గంతో కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ చర్చలు

త్రివేండ్రం, ఫిబ్రవరి 2:—

కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ తరఫున ఒక రాయబారవర్గం, ఇటీవల ఏర్పడిన సిటిజన్స్ కమిటీ తరఫున మరొక రాయబారవర్గం నేడు రాష్ట్ర మంత్రివర్గాన్ని కలుసుకొని, పాలై బ్యాంకు దివాళావల్లను, ఇవి ఇతర బ్యాంకుల 'మారటోరియం' వల్లను రాష్ట్రంలో ఏర్పడిన విషమపరిస్థితిని గురించి విడివిడిగా మెమోరాండంలను సమర్పించాయి.

ఈ ఉభయ రాయబార వర్గాలు మంత్రివర్గం వారందరితోనూ సుమారు రెండు గంటలసేపు చర్చలు జరిపారని, ఈ విక్షుపరిస్థితిని పరిష్కరించడానికి తనకు చేతనయిందంతా చేస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసిందనీ కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

తటస్థంగా ఉండడం లావోస్ కు సాధ్యమేనా?

—:x:—

తనకా నమ్మకం లేదని థాయిలెండు ప్రధాని ఫీల్డుమార్షల్ సంత్ ధనరాట్ ప్రకటన

(ఆంధ్రపత్రిక విలేఖరి) బాంకాక్, ఫిబ్రవరి 3:—

లావోస్‌రాజ్యం నిజమైన తటస్థదేశంగా రూపొందే పక్షంలో తామెంతో సంతోషించగలమని, కాని అది ఎంతవరకు సాధ్యం కాగలదనే అనుమానం పీడిస్తున్నదని థాయిలెండ్ ప్రధాని ఫీల్డ్ మార్షల్ సంత్ ధనరాట్ నిన్న యిక్కడ ప్రకటించారు.

పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రపంచంలో ఏదేశమైనా తటస్థ రాజ్యంగా ఉండదలచినప్పుడు, ఆ దేశం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం అవసరమని ఆయన అన్నారు. తటస్థరాజ్యంగా ఉండిపోవాలనుకున్న దేశానికి సంపూర్ణరాజకీయ స్వాతంత్ర్యం అవసరమని, అట్లే తటస్థవిధానాన్ని ఇతరులు ఉల్లంఘించకుండా ఉండడానికి ఇతర విదేశాల గౌరవాన్ని పొందడంకూడా అవసరమని థాయిలెండ్ ప్రధాని స్పష్టం చేశారు.

తటస్థ రాజ్యంగా వ్యవహరించడానికి కావలసిన ప్రాథమిక లక్షణాలు లావోస్‌కు ఎంతవరకు ఉన్నవి అని ఫీల్డుమార్షల్ సంత్ ధనరాట్ ఎదురు ప్రశ్న వేశాడు.

లావోస్‌లో స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలుగా ఆగ్నేయాసియా కూటమినుండి థాయిలెండు తప్పుకొనడం మంచిదికాదా అని ఒక విలేఖరి ప్రశ్నించగా ఆయన యిలా సమాధానమిచ్చారు:

"థాయిలెండ్, ఫిలిప్పీన్సు వంటి చిన్న దేశాలు తమవాదాన్ని ఇతరులకు వినిపించడానికి నానా హంగామా చేయవచ్చు. ఇంతకుమించి మరేమీ ఉండదు. ఆసియావ్యవహారాలను నిర్ణయించడానికి ఆసియాదేశాలకు ప్రముఖస్థానం ఉండాలనేది దీనివెనుక దాగిఉన్న సత్యం."

ఫాథెట్‌లావో, వియత్‌మిన్ దళాలు లావోస్‌లో ఏర్పరచుకున్న స్థావరాలు, వియత్‌మిన్ సైనికుల పేర్లు, ఫోటోలు ఉన్న డాక్యుమెంట్లు గతనెలలో పట్టుబడిన ఒక పాథెట్‌లావో సైనికునివద్ద లభించాయని థాయిలెండ్ ఉపప్రధాని, రక్షణమంత్రి అయిన జనరల్ థానమ్ కిట్టికాచోరన్ నిన్న ప్రకటించారు. జనవరి 24 వ తేదీన ఈ పాథెట్‌లావో సైనికుడు పట్టుబడ్డాడని ఆయన అన్నారు.

ఇంతకుమించి వివరాలను థాయిలెండ్ రక్షణ మంత్రి వెల్లడిచేయ నిరాకరించారు.

లావోస్‌లో మరి రెండు అమెరికన్ విమానాల కూల్చివేత

(ఆంధ్రపత్రికకు ప్రత్యేకం)

మాస్కో, ఫిబ్రవరి 3:—

లావోస్‌లో మరిరెండు అమెరికన్ విమానాలను వామపక్ష దళాలు నేలకూల్చివేసినట్టు, మరొక విమానం దెబ్బతిన్నట్టు ఉత్తర వియత్‌నామ్ రాజధాని హనోయ్‌నుంచి చేరిన వార్తలు తెలుపుతున్నాయని టాస్ వార్తాసంస్థ నేడు ప్రకటించినది.

జార్స్‌మైదానానికి వెళ్లే కీలకమార్గాలలో ఒకటైన నసాల్స్ ఫుహాన్‌కు ఉత్తరంగా ఈ విమానాలు నేల కూల్చివేయబడినాయట.

వామపక్షదళాలు తీవ్రమైన ఎదురుదెబ్బలు తీయడంతో జార్స్‌మైదానంవైపు బౌనోమ్ ప్రభుత్వ దళాల పురోగమనం ఆగిపోయినట్టు కూడా 'టాస్' ఆ ప్రకటనలో పేర్కొన్నది.

బాధ్యతలను యిప్పుడే స్వీకరించడంలేదు

కంబోడియాలో సౌవన్నఫౌమా ప్రకటన

నామ్‌పెన్, ఫిబ్రవరి 3:—

లావోస్‌లో తటస్థ ప్రభుత్వాధినేత బాధ్యతలను స్వీకరించడానికి ఇప్పుడిప్పుడే ఆదేశానికి పోవాలనే ఉద్దేశ్యం తనకులేదని కంబోడియాలో నివసిస్తున్న మాజీ ప్రధాని సౌవన్నఫౌమా నేడు ప్రకటించారు. ఫాథెట్‌లావో, కెప్టెన్ కాంగ్‌లి దళాల స్వాధీనంలోఉన్న ఉత్తర లావోస్ ప్రాంతానికి సౌవన్నఫౌమా తిరిగి రాగలరని ఉత్తరవియత్నాంనుండి వెలువడిన వార్తలపై వ్యాఖ్యానిస్తూ ఆయన పైవిధంగా అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితులలో లావోస్‌లో నివాస మేర్పరచుకోవడం తన కిష్టంలేదని, వివిధ దేశాల రాయబారులను కలుసుకోడానికి కంబోడియాలో తనకు వీలున్నదని, తద్వారా తనదేశానికి ఎక్కువ సేవచేయడానికి సాధ్యంకాగలదని సౌవన్నఫౌమా అన్నారు.

తన ప్రభుత్వంపట్ల విశ్వాసంగల సేనల ఆధీనంలో ఉన్న లావోస్ ప్రాంతాలను త్వరలో దర్శించదలచినట్లు సౌవన్నఫౌమా ప్రకటించారు. లావోస్‌నుండి తిరిగి వచ్చిన అనంతరం కంబోడియా ప్రభుత్వాధినేత నరోదమ్ సిహనౌక్‌తో సంప్రతింపులు జరుపగలనన్నారు.

లావోస్‌పై అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన ప్రస్తావించి అలాంటి సమావేశం జరుగగలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

చెన్‌యీ ప్రకటన

పెకింగు, ఫిబ్రవరి 3:—

ప్రిన్సు బౌనోమ్ మితవాదపక్ష సైన్యాలను తటస్థప్రభుత్వ ప్రధాని సౌవన్నఫౌమా సైన్యాలు ఓడించడం ద్వారానే లావోస్ సమస్య పరిష్కారం కాగలదని, ఇది తప్ప మరొక పరిష్కారమార్గం లేదని చైనా విదేశాంగమంత్రి మార్షల్ చెన్‌యీ నేడిక్కడ ప్రకటించారు.

బహిరంగసభలో మార్షల్ చెన్‌యీ చేసిన ప్రసంగాన్ని నవచైనా వార్తాసంస్థ ప్రకటించింది.

తాజా వార్తలు

మెరీన్ డీసెల్‌ఇంజన్ల ఉత్పత్తికి పశ్చిమజర్మనీ సంస్థ సహాయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3:—

తృతీయ ప్రణాళికా కాలంలో ప్రభుత్వరంగంలోనే మెరీన్ డీసెల్ యంత్రాలను తయారు చేయడానికి పశ్చిమ జర్మనీలోని 'మ్యాన్' సంస్థవారు సహాయంచేసే అవకాశం కలదని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ సంస్థ సహాయంతో శైలు పెట్టెలు, రక్షణశాఖ ఫ్యాక్టరీలలో 'శక్తిమాన్' లారీలు, శకటాలు తయారవుతున్నాయి.

ఉపగ్రహాల ప్రయోగానికి యూరప్‌దేశాల సమష్టి కృషి

స్ట్రాస్‌బోర్గ్, ఫిబ్రవరి 3:—

యూరప్‌దేశాల సమష్టి ప్రయత్నం ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి రూపొందించిన 'పంచవర్ష పథకాని'కయ్యే 19.6 కోట్ల డాలర్ల ఖర్చులో మూడవవంతువరకు భరించడానికి బ్రిటన్ ముందుకు వచ్చింది. ఉపగ్రహాల ప్రయోగానికి పరిశోధనలు సాగించడానికి 10 రాజ్యాలతో ఒక సంఘం ఏర్పాటయింది. బ్రిటన్ ప్రతిపాదనను ఫ్రాన్సు కూడా బలపరచింది.

అర్జెంటీనాచే రాకెట్ ప్రయోగం

బ్యూనాస్ ఎర్స్, ఫిబ్రవరి 3:—

అర్జెంటీనా తాను నిర్మించిన తొలి రాకెట్‌ను నిన్న రోదసీకుహరంలోనికి జయప్రదంగా ప్రయోగించింది. ఇది 25,000 మీటర్ల ఎత్తువరకు పైకి పోయింది.

హైద్రాబాద్‌లో ప్రధాని నెహ్రూ కార్యక్రమం

హైదరాబాదు, ఫిబ్రవరి 3:—

ప్రధాని నెహ్రూ రేపు మధ్యాహ్నం 12—5 గంటలకు డకోటా విమానంలో హైదరాబాదు నగరాన్ని చేరుకుంటారు. నగరానికి వచ్చిన వెంటనే నానక్‌నగర్‌లో రాధాకిషన్ బాలికభవన్, శిశుసదన్ భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు.

సాయంత్రం మూడు గంటలకు ఫతేమైదాన్ స్టేడియంలో జరిగే 11 వ అఖిలభారత పోలీసు క్రీడోత్సవాలకు ప్రారంభోత్సవం చేస్తారు.

ఆరుగంటలకు నిజాం కాలేజీ మైదానంలో బహిరంగసభలో ప్రసంగిస్తారు. రాత్రి 7—30 గంటలకు లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ సభ్యులను జూబిలీహాలులో కలుసుకొంటారు. ఆతరువాత ముఖ్యమంత్రి సంజీవయ్యతో కలసి భోజనం చేస్తారు.

ఫిబ్రవరి అయిదవతేదీని శ్రీ శాసనసభ్యులను ఉదయం ఎనిమిది గంటలకు రాజభవన్‌లో కలుసుకుంటారు. ఆతరువాత అఖిల భారత షెడ్యూల్డు కులాల శాసనసభ్యుల సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఈ సమావేశం సికిందరాబాదు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం తొమ్మిదిగంటలకు జరుగుతుంది.

10—30 గంటలకు బేగంపేట విమానాశ్రయంనుండి డకోటాలో తిరిగి ఢిల్లీకి వెడతారు.

ఆస్ట్రేలియా గవర్నర్-జనరల్ మృతి

కాన్‌బెర్రా, ఫిబ్రవరి 3:—

ఆస్ట్రేలియా గవర్నర్—జనరల్ లార్డ్ డన్రోసిల్ నిన్నరాత్రి కాలధర్మం చెందారు.

తాడికొండలో పిచ్చికుక్కల బెడద

(మన విలేఖరి)

తాడికొండ, జనవరి 29:— పిచ్చికుక్కల బెడదవలన బజార్లలో ఆడుకొనే చిన్న పిల్లలు, పాఠశాలలకు వెళ్లే పెద్ద పిల్లలు భయాందోళన చెందుతున్నారు.

ఇవి పిల్లలనే గాక పెద్దవారిని కూడ కరుస్తున్నవి. మొన్న 21మందిని కరచి నట్లు చెప్పబడుచున్నది. వీరంతా హెడ్‌క్వార్టర్సు ఆసుపత్రికి వెళ్లు చున్నట్లు తెలిసింది. పిచ్చి చిహ్నములు గలపిచ్చికుక్కలను చంపమని, కట్టడి చేసినట్లు పంచాయితీ బోర్డులో వివరించగా తెలియ వచ్చినది.

మీగుండె కాపాడుకొనండి

ఎల్-డవ్-నిజమైన

హృదయ పుష్టికము

తలకడలేని వాతి
ఊర్పుపట్టు ఉండడం
అరుపుగా ఉండడం
ఊపిరి ఆడకపోవడం
పాలిపోయిన ముఖం
ఎడమచేయి నొప్పి
కాళ్ల వాపు
గుండె దడ
మొదలైనవి గుండెజబ్బు లక్షణాలు

మంచిఆరోగ్యంతిరిగిపొందటానికి వ్యయంగాగాని పోస్టుద్వారాగాని వీరిని సంప్రదించండి.

కవిరాజ్ పండిత్ దుర్గాదత్తశర్మ, వైద్యవాచస్పతిని

NAVRATNA KALPA PHARMACY, Jullundur City (India). 67

టెండరు నోటీసు

లోకల్ లైబ్రరీ అధారిటీవారి ఆఫీసములో మన్న బ్రాంచి లైబ్రరీ బిల్డింగు, ఆవరణ యొక్క రిపేరింగులు నిమిత్తం సీలువేసిన టెండర్లు కోరడమైనది. ఎస్టిమేటు రు. 3,400 నూటికి పదవవంతు సెక్యూరిటీ డిపాజిట్ కట్టి, ఎలానా టెండరుతో జతపరచి ఈ క్రింది అడ్రసుకు 10—2—61 వ తేదీ 4 గం. లోగా పంపవలసినది. మిగిలిన వివరములకు స్వయముగా గాని, పోస్టుద్వారాగా గాని సంప్రతించవచ్చును. టెండర్లు ది. 10—2—61 సాయంత్రము 5 గం. లకు తెరవబడును.

(సం.) పి. గోవిందరావు,
సెక్రటరీ.
లోకల్ లైబ్రరీ అధారిటీ,ప.గో.జిల్లా, ఏలూరు.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

ఎయిర్‌కింగ్ సైకిల్సు, సవితా కుట్టుమెషీన్లు సులభమైన వెలసరి వాయిదాలమీద కొనండి. ఆర్డరుతో రు 50— కట్టి, తరువాత నెల 1కి రు 15— వంతున 8 నెలలు చెల్లించండి. ఆర్డరు యింగ్లీషులోనే పంపండి.

యునైటెడ్ ఇండస్ట్రీస్,
జావేరోడ్, బొంబాయి — 54.

నోటీసు

కర్నూలు సబార్డినేట్ జడ్జి కోర్టు

ఇ. పి. నం. 45 ఆఫ్ 1960
ఓ. ఎస్. నం. 65 ఆఫ్ 52
బళ్లారి, సబార్డినేట్ జడ్జి ఫైలు

శ్రీమతి లడీభాయ్ W/o శ్రీ శివ్‌జీదేవ్‌జీ ఆదోని నివాసం — ట్రాన్సుఫరీ డిక్రీ హోల్డరు, ఎగ్జిక్యూషన్ పిటీషనరు.

1. ఆసారాం కబ్రాభరం తరపున పార్టనర్ చన్ శ్యాంలాల్ కబ్రా — ఇపుడు కాల్బాదేవి, బొంబాయి.
2. ఆసారాం కబ్రా— ఒరిజినల్ డిక్రీ హోల్డర్లు.
3. శ్రీ రాం శ్రీనివాస్ ఫరం తరపున పార్టనర్లు (1) శ్రీరాం S/o హీరాలాల్ వైష్ణవ్— డోర్ నం. 343 హైదర్‌గూడ హైదరాబాద్,(2) శ్రీనివాసపేటి, S/o కన్హయాలాల్ వైష్ణవ్ కేరాఫ్ రామానుజదాస్, బ్యాంకరు, బేగంబజార్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంటు డెటర్సు.

72 పి. కె. సి. 21 ఓ. 66 ఆర్ క్రింద జడ్జిమెంటు డెటర్సుకు నోటీసు :

ఇందుమూలమున తెలియపరచున దేమనగా, పై ఇ. పి. నం. 45 ఆఫ్ 60 లోని ఆస్తుల అమ్మకమునకు, ట్రాన్సుఫరీ డిక్రీ హోల్డరు దరఖాస్తు పెట్టి, సదరు అమ్మకములో పాట పెట్టుటకు తనను అనుమతింపవలసినదని కోరగా, సేల్ ప్రొక్లమేషన్ షరతుల నిర్ణయమునకు, ఎగ్జిక్యూషన్ పిటీషనరుకు అనుమతి యిచ్చుటకు 1961 ఫిబ్రవరి 21వ తేదీ నిర్ణయింపబడింది. మీరు కోర్టులో సదరు తేదీన ఉ. 11 గం.కు స్వయంగాగాని, ప్లీడరు ద్వారాగాని హాజరు కావలెను. లేనియెడల మీ పరోక్షమున పిటీషను తీర్మానించబడును.

కోర్టు అనుమతిని
పి. గుండురావు,
ట్రాన్సుఫరీ డిక్రీహోల్డర్ తరపు అడ్వకేటు.
ఆదోని.

10 ఏళ్లుపదవుల్లో ఉన్న కాంగ్రెసువాదులు

పదవీవిరమణచేయాలనేసూచనపైపి.సి.సి.ల అధ్యక్ష కార్యదర్శుల సభ చర్చించే అవకాశం

భోపాల్, ఫిబ్రవరి 3:— పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెసువారందరు తమంతట తామే ఆ పదవులను విడనాడాలని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి ఇటీవల చేసిన సూచన త్వరలో జరగనున్న ప్రదేశ్ కాంగ్రెసుల అధ్యక్షుల కార్యదర్శుల సమావేశంలో చర్చకు రాగలదని తెలుస్తున్నది.

మధ్యప్రదేశ్ జిల్లా కాంగ్రెసుఅధ్యక్షుల కార్యదర్శుల సమావేశంలో ప్రసంగిస్తూ, శ్రీ సంజీవరెడ్డి ఈ విషయం సూచించినట్లు తెలుస్తున్నది.

భావనగర్‌లో తాము చేసిన ఈ సూచన ఎవరికివారు ఇచ్ఛికంగా అనుసరించవలసిందే తప్ప దీనికి నియమ నిబంధన లేమీ లేవని శ్రీ సంజీవరెడ్డి చెప్పినట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్‌ల పరిస్థితులు వేరని, అవి మన పరిస్థితులకు అనువు కావని ఆయన అన్నారట.

తన సూచనపై కాంగ్రెసు వాదులు తమ యిష్టం వచ్చిన నిర్ణయానికి రావచ్చుననీ, అయితే, దీనిని ఒక వివాదాంశంగా తయారు చేయరాదని, కూడ శ్రీ సంజీవరెడ్డి చెప్పారట.

వచ్చే జనరల్ ఎన్నికలకు కాంగ్రెసు అభ్యర్థులను నిర్ణయించటంలో అనుసరించవలసిన విధానాన్ని అర్హతలను గురించి ఈ సమావేశంలో సవివరంగా చర్చ జరిగింది. ఈ చర్చ ఆసాంతం వరకు శ్రీ సంజీవరెడ్డికూడా ఆ సమావేశంలో ఉన్నారు.

ఈ విషయంపై ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గము, ఈ సమావేశము నియమించిన రెండు ఉపసంఘాల నివేదికలను కూడ ఈ చర్చల సందర్భంలో పరిశీలించారు.

సమావేశం నియమించిన ఉపసంఘం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారందరు ఇచ్ఛికంగా పదవీవిరమణ చేయాలన్న శ్రీ సంజీవరెడ్డి సూచనను బలపర్చగా, పి.సి.సి. కార్యవర్గం నియమించిన ఉపసంఘం మాత్రం ఈ విషయంపై మౌనం వహించింది.

ఈ వచ్చే జనరల్ ఎన్నికలకు కాంగ్రెసు అభ్యర్థులను నియమించే సందర్భంలో మండలి కాంగ్రెసు సంఘాలతో సంప్రతించాలని ఈ సమావేశ ఉపసంఘం సూచించగా, జిల్లా కాంగ్రెసు సంఘాలవరకే ఈ సంప్రతింపులు పరిమితం కావాలని పి. సి. సి. కార్యవర్గ ఉపసంఘం సూచించినట్లు తెలుస్తున్నది.

పది సంవత్సరాలు వరుసగా అధికారంలో ఉన్నవారిపై అభ్యర్థులను నిర్ణయించే సందర్భంలో ఎలాంటి నిర్బంధాలు విధించరాదని ముఖ్యమంత్రి డాక్టర్ కట్జూ అన్నారట.

భారతదేశం, బ్రిటీష్ అమెరికాల పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నదని అందుచేత ఈ విషయంలోకూడా ఆదేశాల సంప్రదాయాలను ఉల్లంఘించరాదనికూడా డాక్టర్ కట్జూ చెప్పారట. ప్రజా ప్రతినిధులు పది సంవత్సరాల అనంతరం పదవులను విడనాడాలన్న నిబంధనకాని, సంప్రదాయం కాని ఆ దేశాలలో లేదని యిక్కడకూడా అది అనవసరమని, డాక్టర్ కట్జూ అన్నారట.

లోకసభలో చర్చకు రాగల అనధికార తీర్మానాలు

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి)

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2:— 18, 45 సంవత్సరాల మధ్య వయస్కులైన వారిలో శారీరకంగా సమర్థు లయినవా రందరికీ నిర్బంధ సైనిక శిక్షణ ఇవ్వాలని లోక్‌సభ బడ్జెట్ సమావేశంలో సమాలోచనకై ప్రతిపాదించబడనున్న అనధికార తీర్మానాలలో ఒకటి సూచించింది.

ఇదివరకు వలెనే ఇప్పుడు కూడా కొందరు సభ్యులు పంచదార, ఉక్కు, ఫిలిం పరిశ్రమలను జాతీయం చేయాలని కోరుతున్నారు.

ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా భారత, చైనా దేశాలమధ్య వాణిజ్యాన్ని పూర్తిగా ఆపుచేయాలని శ్రీ ఎస్.ఎస్. అహమ్మద్ మెహిదీ (కాంగ్రెసు) కోరుతున్నారు.

ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణను కోరుతూ అనేక అనధికార తీర్మానాలు ప్రతిపాదించబడ నున్నాయి.

స్వల్ప ఆదాయంగల వర్గాలు కష్టాలకు లోను గాకుండావుండేరీతిని ధరలనుస్థిరీకరించడానికి ఒక ధరల స్థిరీకరణ సంఘం అవసరమని శ్రీ డి. సి. శర్మ (కాం) కోరుతున్నారు.

శ్రీమతి ఇళాపాల్ చౌధురి ఇలాగైగా తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు, బాధ్యతల పంపకం విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, కార్యనిర్వాహక శాఖ, శాసనసభలమధ్య విధులు, బాధ్యతలను స్పష్టంగా విభాగించడానికి పరిపాలనా విషయాలలో అత్యంత సమర్థులయిన వారితో కూడిన ఒక సంఘం అవసరమని ఆమె సూచించారు.

కేంద్ర ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించాలనికూడా ఆమె సూచించారు.

ఉన్నత విద్యాభ్యాసం గావించాలని కోరుతున్న ప్రతిభగల బీదవిద్యార్థులకు తగు రుణాలు ఇవ్వడానికై విద్యార్థుల ఫైనాన్స్ కార్పొరేషన్ సు స్థాపించాలని ఆమె మరొక తీర్మానాన్ని ప్రతిపాదించ నున్నారు.

అమెరికా రాకెట్ ప్రయోగ విజయం

వాషింగ్టన్, ఫిబ్రవరి 2:— అమెరికా వైమానికశాఖ నిన్నను ప్రయోగించిన ''మైన్యూట్‌మన్'' అనే రాకెట్ దక్షిణ అట్లాంటిక్‌లో సుమారు 5 వేల మైళ్ళు ప్రయాణం చేసి, తన లక్ష్యాన్ని చేరింది.

వైమానిక శాఖాధ్యక్షుడు జనరల్ థామస్ వైట్ ఇలా అన్నారు :

''ఇది నిజంగా చాలాబాగా జరిగిన ప్రయోగం. ఖండాంతరవు రాకెట్లు విషయంలో ఆధిక్యతను సంపాదించడానికి ఈ దేశం చేస్తున్న ప్రయత్నాలలో ఈ దేశం యింతవరకు సాధించిన అత్యంత గమనార్హమైన అభివృద్ధికి చిహ్నం ఈ ప్రయోగ విజయం.

విముక్తజాతులజాబితా

రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 2 :— విశాఖపట్నంజిల్లాలోని దండసీ, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంతాలూకాలోనిపాములు, తోటనాయక, వెదురుపాక మాలజాతులను, రెడ్డి యానాదిజాతులను విముక్తజాతుల జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కార్మిక నాయకుడు శ్రీ కె. సోమయాజులు మృతి

హైదరాబాద్, ఫిబ్రవరి2:— ప్రఖ్యాత కార్మికనాయకుడు శ్రీ కె. సోమయాజులు తమ 56వ ఏట గతరాత్రి సికింద్రాబాద్‌లో మరణించారు.

శ్రీ సోమయాజులుగారు పూర్వం శ్రీ వి. వి. గిరిగారితో కలసి రైల్వే పనివారంఫెడరేషన్‌లో పనిచేశారు.

శ్రీ సోమయాజులుగారు పూర్వవు నిజాం రైల్వేలో పనిచేశారు. హైదరాబాద్ మజ్దూర్ సంఘ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన అనేక ఉద్యమాలలో పని చేశారు. అనేక వేల మంది కార్మికులు నేడు తమ ప్రియతమ నాయకుని అంతిమ దర్శనం చేసుకొని శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ బి. ఎస్. మహదేవ్‌సింగ్ శ్రీ సోమయాజులు కార్మికలోకానికి చేసిన సేవలను ప్రశంసించారు.

వాషింగ్టన్, జనవరి 31:— గతవారం ప్రెసిడెంట్ కెన్నెడీ అధికారాన్ని స్వీకరించినప్పుడు జరిగిన సైనిక విన్యాసాలలో పాల్గొన్న అమెరికా సరిహద్దు రక్షణ సైనిక దళంలో నీగ్రోలు ఎవ్వరూ లేకపోవడం కెన్నెడీ స్వయంగా గమనించారు. సరిహద్దు రక్షణసైన్యంలోని 2500 ఆఫీసర్లలోను నీగ్రోలు ఎవ్వరూ లేరని తెలిసిన వెంటనే 'అర్హతలున్న నీగ్రోలకు అవకాశం యివ్వా'లని అధికారులకు కెన్నెడీ ఉత్తరువు చేశారు.

తిరగుబాటుదారులు పోరాటమే కోరితే దానికి సిద్ధమే

నాగనాయకుడు డాక్టర్ ఆవో ప్రకటన

షిల్లాంగ్, ఫిబ్రవరి 2:— అజ్ఞాతవాసంలో ఉన్న సాయుధులైన నాగ తిరుగుబాటుదారులను సామ్యంగా చెప్పి ఒప్పించే ప్రశ్నే ఇకమీదట లేదనీ, వారు పోరాటమే జరపగోరితే అందుకు సిద్ధమే అని నాగ పీపుల్స్ కన్వెన్షన్ అధ్యక్షుడు డాక్టర్ ఇమ్లోంగ్లిబా ఆవో నేడొక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫిబ్రవరి 15 వ తేదీని కోహిమావద్ద నాగప్రాంతం తాత్కాలిక ప్రభుత్వ వ్యవస్థ ప్రారంభం గురించి డాక్టర్ ఆవో, హోపాకీ, ముబాతలి బమీర్‌లు అస్సాం గవర్నరయిన జనరల్ శ్రీనగేష్‌తో సంభాషణలు జరిపారు. నాగ ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తి ఇయ్యవలసిందిగా భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసికొన్న సంఘానికి వీరు కార్యదర్శులు.

గవర్నర్‌తో జరిపిన చర్చలలో నాగ ప్రాంతం శాంతిభద్రతల విషయంకూడ ఉన్నదని డాక్టర్ ఆవో చెప్పారు.

5 గురు సభ్యులుగల ఒక పరిపాలనా మండలిని, దాని నాయకుణ్ణి ఎన్నుకొనటానికి తాత్కాలిక సంఘానికి చెందిన 45 మంది సభ్యులు ఫిబ్రవరి 10 వ తేదీనుంచి కోహిమాలో మూడురోజులు సమావేశ మవుతారని ఆయన చెప్పారు.

గతవారంలో కోహిమాలో సమావేశమైన కార్యక్రమ సంఘం నాగప్రాంతంలోని 16 జాతులనుంచి మొత్తం 2200 మందిని నాగప్రాంత ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని నిర్ణయించిన దని డాక్టర్ ఆవో చెప్పారు.

నాగప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిని గురించి ప్రశ్నించగా కేంద్రంతో చేసికొన్న ఒప్పందాలను అమలుచేయ ప్రయత్నించటంతో తిరుగుబాటుదారులచర్యలు అధికమైనవనీ, ఈ ఒప్పందం అమలుకాకుండా ఆపగలమని వారు అనుకుంటున్నట్లున్నారని, అయితే వారి చర్యలను కఠినంగా అరికట్టటం జరుగుతుందని డాక్టర్ ఆవోచెప్పారు.

ఎలిజబెత్ రాణికి కరాచీ పౌరుల సన్మానం

కరాచీ, ఫిబ్రవరి 2:— బ్రిటిష్‌రాణి ఎలిజబెత్‌కు నేడు కరాచీపౌరులు ఘనసన్మానం చేశారు. పెరేరా ఉద్యానవనంలో జరిగిన ఈ సన్మానసభకు జనరల్ అయూబ్ ఖాన్, ఎడింబరో ప్రభువు హాజరయ్యారు.

అంతకుముందు ఎలిజబెత్‌రాణి ఉదయం పాకిస్థాన్ నౌకాబలం విన్యాసాలను తిలకించారు.

జపాన్-కొరియా ఆస్తుల పరిష్కారం

దక్షిణకొరియా విదేశాంగ వ్యవహారాలకమిటీ తీర్మానం

(ఆంధ్రపత్రిక ప్రత్యేకం)

సోల్, ఫిబ్రవరి 2:— జపాన్ ఆక్రమణ కాలంలో కొరియన్లకు వచ్చిన ఆస్తులు, పోయిన ఆస్తుల సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ దక్షిణకొరియా విదేశాంగ వ్యవహారాల కమిటీ నిన్న నాలుగుఅంశాలుగల ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

దీనివలన పూర్తి పరిష్కారం జరిగేవరకు జపాన్‌తో రాజకీయసంబంధాల పునరుద్ధరణ ఆగిపోతుంది. సంబంధాలు యథాపూర్వమైన పరిస్థితికి వచ్చేవరకు దక్షిణకొరియా, జపాన్‌ల మధ్య ఏవిధమైన ఆర్థిక సహకారమూ వుండకూడదని కూడా కమిటీ తీర్మానంలో పేర్కొన్నది.

చర్మపు పుట్టకురుపును నయం చేయవచ్చు

మాస్కో, జనవరి 30 :— వ్రణ వైద్య శాస్త్రానికి సంబంధించిన సమస్యలను కేవలం వైద్యప్రవీణులు మాత్రమే పరిష్కరించలేరు. ఆ సమస్యలను డాక్టర్లు, రసాయనిక శాస్త్రజ్ఞులు, జీవశాస్త్రజ్ఞులు, అణువుదార్థ విజ్ఞానశాస్త్రజ్ఞులు సమిష్టిగా కృషిచేసి పరిష్కరించవలసి ఉంటుంది. సోవియెట్ వైద్య విజ్ఞానశాస్త్ర పరిషత్తు అధ్యక్షుడు ప్రొఫెసర్ నికొలాయ్ బ్లోఖిన్ ''ఇజ్వెస్తియా'' పత్రిక కార్యాలయంలో జరిగిన పత్రికాగోష్ఠిలోమాట్లాడుతూ యీ విషయాలను తెలిపారు.

సోవియెట్ వైద్య విజ్ఞాన శాస్త్ర పరిషత్తు పుట్టకురుపును గురించి పరిశోధనలను జరపటానికి ఒక ఉపసంఘాన్ని వేసిందని బ్లోఖిన్ తెలిపారు. శస్త్రచికిత్స, కాంతిప్రసరణ రసాయనిక పద్ధతుల ద్వారా పుట్టకురుపు నయం చేయటానికి సోవియెట్ విజ్ఞానశాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ పరిశోధనలు కొన్ని విజయవంత మయ్యాయి.

సోవియెట్ దేశంలో వేలాది ప్రజలకు వివిధ రకాల పుట్టకురుపులు నయంచేయబడ్డాయి. ఉదాహరణకు, చర్మపు పుట్టకురుపు కేసుల్లో నూటికి 95కేసులు నయం చేయబడుతున్నాయి. ఇందుకోసం ఎక్స్—కిరణాలు, రేడియోధార్మిక కిరణాలను ప్రసరింపజేసే పద్ధతులు అవలంబింపబడుతున్నాయి.

పుట్టకురుపు రావటానికీ, అది వచ్చిన మనిషియొక్క జీవిత పద్ధతులకూ, ఆహారాలకూ సంబంధం ఉంటుందని బ్లోఖిన్ అభిప్రాయపడ్డారు.

మధ్య ఆఫ్రికాలోవచ్చే పుట్టకురుపు కేసుల్లో 40 శాతం కాలేయానికి సంబంధించినవేనని ఆయన చెప్పారు. ఇందుకు కారణం వారికి సరియైన పోషకాహారం లేకపోవటమే. వారి తిండిలో జంతు మాంసకృత్తులు లోపిస్తున్నాయి. పశ్చిమప్రాంతాల్లోని నీగ్రోలు తినే ఆహారంతో యెలుకలను పెంచినట్లయితే వాటికి కాలేయంలో దుష్టగ్రంథులు యేర్పడుతున్నట్లు పరిశోధనవల్ల తెలియవస్తున్నది.

జపాన్‌లో చాలామందికి ఉదరానికి సంబంధించిన పుట్టకురుపు రావటానికి కారణం వారు సరిగా ఉడకని వరి అన్నాన్ని, సముద్రపు మొక్కలను, చేపలను, ఒక్కొక్కప్పుడు పచ్చిచేపలను తినటమేనని కూడా బ్లోఖిన్ చెప్పారు.

ఉక్కు కర్మాగారాలు

భిలాయ్‌లో 'మర్చంట్ మిల్'కు,దుర్గాపూర్‌లో రెండవ బ్లాస్ట్ ఫర్నేస్‌కు ప్రారంభోత్సవాలు

రాయ్‌పూర్, ఫిబ్రవరి 3:— భిలాయ్ ఉక్కు కర్మాగారంలోని నాలుగు రోలింగ్ మిల్లులలో చిట్టచివరి మర్చంట్ మిల్లు, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారంలోని రెండవ బ్లాస్ట్ ఫర్నేస్ నిన్నటినుంచి పని ప్రారంభించినవి.

ఈమర్చంట్ మిల్లుతో భిలాయ్ కర్మాగారం నిర్మాణం పూర్తి అయింది.

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ హెచ్. వి. పటాస్కర్ మర్చంట్ మిల్లుకు ప్రారంభోత్సవం చేశారు. ఇండియా, సోవియెట్‌దేశాల ఇంజనీర్లు ఈప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

జాతీయ పునర్నిర్మాణంపట్ల అత్యంతశ్రద్ధ చూపవలసిందిగా శ్రీ పటాస్కర్ భారత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ దేశపునర్నిర్మాణమే దేశంలోని విభేదాలను మాయంచేసి ఐక్యతను నిలబెట్టగలదని అన్నారు.

భిలాయ్ కర్మాగారం నిర్ణీత కాలంలో పూర్తి అయినందుకు సంతోషం ప్రకటించి దానినిసాధించిన భారతీయ ఇంజనీర్లను, సోవియెట్ ఇంజనీర్లను మధ్య ప్రదేశ్‌గవర్నర్ అభినందించారు.

భిలాయ్ కర్మాగారం భారతదేశంలో అభివృద్ధి కృషికి చాల తోడ్పడుతున్నదని, పైగ వెనుకబడి వున్న మధ్య ప్రదేశ్ ప్రజలకు విస్తారంగా పనిపాటలు కల్పిస్తున్నదని ఆయన తన ప్రసంగంలో అన్నారు.

రాష్ట్ర ప్రజలు ముందుకు వచ్చి ఉక్కుకర్మాగారం విస్తరణకు, రాష్ట్రంలో పరిశ్రమలస్థాపనకు సహకరించాలనికూడ ఆయన విజ్ఞప్తిచేశారు.

సోవియెట్ బృందం ప్రధానాధికారి శ్రీగార్డిన్ ప్రసంగిస్తూ, భారతీయ కార్మికులు ఇంజనీర్లు సోవియెట్ ఇంజనీర్లతో కలసి ఈ కర్మాగారాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేసి పని ప్రారంభింపచేయ గల్గినందుకు గర్విస్తున్నానని అన్నారు.

ఈమర్చంట్ మిల్లు సంవత్సరానికి 2,55,000 టన్నుల ఉక్కు తయారుచేస్తుంది.

ఈ కొత్త యూనిట్‌నిర్వహణ చాల క్లిష్టంగా ఉంటుందనీ, ఆపరేటర్లు చాల నైపుణ్యం ప్రదర్శించ వలసి ఉన్నదని కూడ శ్రీ గార్డిన్‌చెప్పారు.

జాతీయాభివృద్ధికి చిహ్నమైన ఈ ప్లాంటు నిర్మాణంలో సహకరించిన సోవియెట్ ఇంజనీర్లకు, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఉక్కు కర్మాగారం జనరల్ మేనేజరు శ్రీ నిర్మలచంద్ర శ్రీవాత్సవ కృతజ్ఞత తెలియ చేశారు.

దుర్గాపూర్ కర్మాగారంలోని రెండవబ్లాస్ట్ ఫర్నేస్‌కు నిన్న కేంద్ర ఉక్కు, గనులు,ఇంధనాల శాఖలమంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ ప్రారంభోత్సవం చేశారు.

ఈఫర్నేస్ రోజుకు 1270 మెట్రిక్‌టన్నుల ఇనుము తయారు చేస్తుంది.

ఈ ప్రాజెక్టు అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉన్నదనీ, అయినప్పటికీ దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం నిర్ణీత కాలంలో పూర్తికాగలదని సర్దార్ స్వరణ్‌సింగ్ ఈ సందర్భంలో వక్కాణించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన ప్రాజెక్టు అని, దీనితో సంబంధంగల ప్రతి బ్రిటిష్‌వ్యక్తి సంతోషించదగిన ప్రాజెక్టు అని ఆయన అన్నారు.

కర్మాగారంలోని ఇతర భాగాలు కూడ ఈ సంవత్సరమే పని ప్రారంభించగలవనీ, దీని విస్తరణ కార్యక్రమం కూడ ప్రారంభమౌతుందని మంత్రి చెప్పారు.

డిసెంబరు 29వ తేదీని ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన మొదటిబ్లాస్ట్ ఫర్నేస్ గత కొద్ది మాసాలనుంచి రోజుకు1270 మెట్రిక్ టన్నుల ప్రమాణాన్ని అధిగమించింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో, నిర్వహణలో బ్రిటన్ ఇచ్చిన సహకారాన్ని సర్దార్ స్వరణ్‌సింగ్ ఈ సందర్భంలో ప్రశంసించారు.

దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాల జనరల్ మేనేజర్ శ్రీ పి. సి.నియోగి మంత్రికి స్వాగతం చెపుతూ రెండవ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించటం కర్మాగారంలో ప్రధానమైనన అభివృద్ధి కాగలదని, మూడు సంవత్సరాల నిరంతర కృషికి ప్రథమ ఫలితం గత సంవత్సరంలో ప్రెసిడెంట్ మొదటి ఫర్నేస్‌ను ప్రారంభించటంతో సిద్ధించినదని అన్నారు.

మూడవ ఫర్నేస్ ప్రారంభించబడవలసి ఉండటంచేత ముడిసరుకు పరిస్థితులు ఇప్పటికి సంతృప్తిగా ఉన్నప్పటికీ దాని విషయమై అశ్రద్ధ పనికిరాదని ఆయన ఈ సందర్భంలో హెచ్చరిక చేశారు.

ఈప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వహణకుకారకులైనవా రందరికి హిందూస్థాన్‌స్టీల్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఎం. శ్రీ నగేశ్ తన శుభాకాంక్షలు తెలియ జేశారు. ప్రభుత్వ రంగంలోని మూడు ఉక్కు కర్మాగారాలను హిందూస్థాన్ స్టీల్ లిమిటెడ్ సంస్థ నడుపు తున్నది.

ద్వితీయ ప్రణాళికలో ఉక్కు ఉత్పత్తి

కలకత్తా, ఫిబ్రవరి 2:— ద్వితీయ ప్రణాళికా ఉక్కు ఉత్పత్తి కార్యక్రమాలు అనుకొన్న రీతిగాసాగిపోతున్నవని కేంద్ర ఉక్కు, గనులు, ఇంధనాల శాఖల మంత్రిసర్దార్ స్వరణ్‌సింగ్ నేడిక్కడ చెప్పారు.

ద్వితీయ ప్రణాళిక పూర్తి అయ్యే సరికిప్రభుత్వరంగంలోని మూడు ఉక్కు కర్మాగారాలుపూర్తి కాగలవని ఆయన చెప్పారు.

రూర్కేలాలో ఉక్కు ఉత్పత్తి

రూర్కేలా, ఫిబ్రవరి 2:— రూర్కేలా ఉక్కు కర్మాగారంలోని ఎల్.డి. కన్వర్టర్లు జనవరి 29వ తేదీని 1399 ఇన్‌గాట్ టన్నుల ఉక్కును ఉత్పత్తిచేసినవని, ఈకన్వర్టర్లు ఒక్కరోజున ఇంత ఉక్కును ఉత్పత్తి చేయడం మరెప్పుడూ జరగలేదని నేడిక్కడ వెలువడిన ఒక పత్రికా ప్రకటన తెలుపు తున్నది.

గత సంవత్సరం జనవరిలో పని ప్రారంభించిన ఈ కన్వర్టర్లు ఇంతవరకు 1,26,315ఇన్‌గాట్‌టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసినవని కూడ ఈప్రకటన తెలుపు తున్నది.

ఇండియాకు ఇటలీ ఆర్థిక సహాయం

దీర్ఘకాలిక ఋణాలు లభించే అవకాశం కలదని ఢిల్లీచర్చలలో వెల్లడి

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2:— తృతీయ ప్రణాళికా కాలంలో భారతదేశానికి దీర్ఘకాలిక ఋణాలను యివ్వడానికిగల అవకాశాలను గూర్చి ఇటలీప్రభుత్వం, ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం రెండుదేశాలమధ్య ఎగుమతి దిగుమతులకు గల వ్యత్యాసాన్ని తొలగించడానికై భారతదేశంనుండి ఎక్కువవస్తువులను దిగుమతిచేసుకొనడానికి ఇటలీ ప్రయత్నించే అవకాశం ఉంది.

ఇటలీనుండి నిన్ననే మన దేశానికి వచ్చిన ఆర్థిక ప్రతినిధివర్గంవారు అఖిలభారతవాణిజ్యపరిశ్రమల మండలుల ఫెడరేషన్ ప్రతినిధులను నేడు కలుసుకొన్నప్పుడు ఈవిషయాన్ని వెల్లడి చేశారు.

ప్రస్తుతం ఇటలీనుండి ఏటా 25 కోట్ల రూపాయల విలువ మేరకు దిగుమతులు జరుగుతున్నాయి. దీనికి ప్రతిగా ఇండియానుండి అయిదుకోట్ల రూపాయల మేరకు మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి.

నేడు జరిగిన సమావేశంలో ఇండియానుండి తోలువస్తువులు, జనుము, నూనె ఎగుమతులను ఎక్కువ చేయడానికి అవకాశాలు గురించి చర్చించారు.

దేశంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఇటలీ పారిశ్రామిక వేత్తలు తమ సహకారాన్ని అందజేయడానికి సంసిద్ధతను ప్రదర్శించారు. రసాయనిక పరిశ్రమ, ప్లాస్టిక్కు, ఇంజనీరింగు పరిశ్రమల స్థాపనలో పరస్పర సహకారానికిగల అవకాశాలు గురించి నేటి సమావేశంలో చర్చించారు.

ఇండియాలో సంయుక్త యాజమాన్యాన్ని ఏర్పాటుచేసే పరిశ్రమలకు ప్రైవేటు పెట్టుబడిదారులు దీర్ఘకాలిక రుణాలను యివ్వడానికి ఇటలీలో ఎలాంటి ప్రతిబంధకాలు లేవని ఇటలీ ఆర్థిక ప్రతినిధివర్గం సభ్యులు తెలియజేశారు.

కొద్ది సంవత్సరాలుగా ఇటలీ పారిశ్రామికంగా శరవేగంతో పురోగమించినదని, ఎంతో అభివృద్ధిగాంచిన పశ్చిమ జర్మనీ, బ్రిటన్, అమెరికా దేశాలలో కూడా ఇటలీ సహకారాన్ని స్వీకరిస్తున్నారని ఇటలీ ప్రతినిధులు వెల్లడి చేశారు.

భారీ యంత్ర పరికరాల ఎగుమతులపట్ల ఇటలీకి ఎంతో ఆసక్తికలదని, ఆర్థిక సహాయాన్ని అందజేయడంపట్ల సుముఖంగా ఉన్నదని వీరు వివరించారు.

ఇటలీలో దిగుమతులపై సుంకాలు చాల తక్కువగా ఉన్నవని, భారతదేశంనుండి వచ్చే దిగుమతి వస్తువులపై ఎలాంటి నిర్బంధాలు లేవన్నారు. భారతీయ వస్తువులు చౌకగా ఉండి వాటి ధరలు ఆకర్షణీయంగా ఉన్నపక్షంలో ఇటలీ మార్కెట్‌లో అమ్మకానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవని వీరు పేర్కొన్నారు.

ఇటలీ పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వం విదేశమారక ద్రవ్యాన్ని తక్కువ నిబంధనలతో అందజేసినప్పుడే రెండుదేశాలమధ్య ఆర్థిక సహకారానికి అవకాశంగలదని భారతీయ వాణిజ్య పరిశ్రమల మండలుల ఫెడరేషన్ ప్రతినిధులు ఇటలీ ప్రతినిధులకు స్పష్టం చేశారని తెలుస్తున్నది.

శ్రీ వరదాచారి చిత్రపటావిష్కరణ

చిత్తూరు, ఫిబ్రవరి1:— ''రాష్ట్రంలోని గొప్పత్యాగమూర్తుల కొద్దిపేర్లను పేర్కొనాలంటే వారిలో ఒకరు శ్రీ వరదాచారి'' అని ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య, పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ ఆల్లూరి సత్యనారాయణరాజు జిల్లా కాంగ్రెసు కార్యకర్తల సభలో మాట్లాడుతూ కొనియాడారు.

చిత్తూరుజిల్లా కాంగ్రెసు కార్యాలయం రంగనాథ భవనంలో శ్రీ కె. వరదాచారి చిత్రపటాన్ని శ్రీ సత్యనారాయణరాజు ఆవిష్కరించారు.

ప్రపంచసమస్యల పరిష్కారకృషి

సద్భావంతో జరగగలదనే అడ్లాయ్ స్టీవెన్సన్ విశ్వాసం

(మిత్రరాజ్యసమితి కార్యాలయం)

న్యూయార్క్, ఫిబ్రవరి 1:— ప్రపంచ సమస్యల పరిష్కారానికి కృషి సహృదయ భావాలతో కూడిన వాతావరణంలో కొనసాగగలదనే తాను విశ్వసిస్తున్నానని మిత్రరాజ్యసమితిలోని అమెరికన్ ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ నేడు భద్రతాసంఘంలో తొలిసారిగా ప్రసంగిస్తూ అన్నారు.

కొత్తగా స్వాతంత్ర్యం పొందిన రాజ్యాలు ఆర్థిక పరిస్థితిని వాటి ప్రజల జీవన ప్రమాణాన్ని హెచ్చించడానికి అమెరికా విశిష్ట ప్రాధాన్యం యిస్తున్నదనికూడా ఆయన అన్నారు.

బడుగుదేశాలకు సాంకేతిక సహాయం సమకూర్చటంలో మిత్రరాజ్యసమితి తన శక్తి సామర్థ్యాలను సువ్యక్తంచేసిందని తమ కాళ్ళపై తాము నిలదొక్కుకొనడానికి ప్రయత్నించే రాజ్యాలకు తోడ్పడడానికి అమెరికా దృఢంగా సంకల్పించుకున్నదని ఈ సంకల్పానికి రాజకీయ షరతులు ఏవీ లేవనీ, శ్రీ స్టీవెన్‌సన్ అన్నారు.

మిత్రరాజ్య సమితి తన ఉనికిని సార్థకం చేసుకోవాలంటే దానికి తగిన ఆర్థిక పోషణ సమకూర్చాలి. సమితి సెక్రటరీ జనరల్ పదవి, సెక్రటేరియట్ యథాపూర్వకంగా కొనసాగాలి. ఈ రెండు కనీసపు షరతులు నెరవేరడంలో మనం అందరం కలిసి కృషి చెయ్యగలమనే నేను ఆశిస్తున్నాను.'' అనికూడా ఆయన అన్నారు.

చైనాలో క్షామపరిస్థితి

ఆస్ట్రేలియానుంచి 10 లక్షల టన్నుల గోధుమ దిగుమతి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

మెల్బోర్న్, ఫిబ్రవరి 2:— అనావృష్టి కారణంగా ఏర్పడిన క్షామపరిస్థితిని ఎదుర్కొనడానికై ఆస్ట్రేలియానుంచి 10 లక్షల టన్నుల గోధుమను దిగుమతి చేసుకొనడానికి చైనా ఆర్డరు ఇచ్చింది. గత డిసెంబరులో ఆర్డరు ఇచ్చిన 3 లక్షల టన్నులు కూడా ఈ ఆర్డరులో చేరివున్నది.

40 వేల టన్నుల గోధుమ పిండిని కూడా ఆస్ట్రేలియానుంచి దిగుమతి చేసుకొనడానికి చైనా ఆర్డరు ఇచ్చింది.

ఇంకా కెనడానుంచి గోధుమను కొనడానికి చైనా సంప్రదింపులు జరుపుతున్నది.

ఇటువంటి పరిస్థితిలో కూడా చైనా సోవియెట్ యూనియన్‌కు ఆహారధాన్యాల ఎగుమతిని కొనసాగిస్తూనే వున్నది.

విజయవాడలోని ఫ్రిజిడేరు సేల్సుమన్ Mr. R. Reid 20-12-60 నుండి, మా సర్వీసునుండి వైదొలగినందువలన మా తరపున ఆయనతో చేయబడిన లావాదేవీలు మాకు ఎట్టి బాధ్యత కలిగించ నేరవు.

ఎంక్వయిరీలు-ఉత్తరములు సరాసరి ఈ క్రింది చిరునామాకు పంపండి.

RICHARDSON & CRUDDAS LTD.,
FIRST LINE BEACH,
POST BOX NO. 1276,
MADRAS-1.



క్రమం తప్పకుండ నెలసరి మకాములు.

మా ఖాతాదారుల సౌకర్యార్థం మా డాక్టరు దిగువచోట్ల ఆయా నిర్ణీత తేదీలలో ప్రతినెలా సంప్రదింపులకు లభించును.

స్థలము	తేదీ	వేళ	అడ్రసు:
నెల్లూరు	6	ఉ. 9గం. 12	అజంతా హోటల్, ట్రంక్ రోడ్డు
సికింద్రాబాద్	8	డిటో	టాజమహల్‌హోటల్, సరోజినీదేవిరోడ్డు
		మ. 3 గం. 5	
హైదరాబాద్	9	ఉ. 9 గం. 12	న్యూ టాజమహల్ హోటల్ (లాడ్జింగు సెక్షన్) పాత ఇండియా కాఫీహవుస్, రెసిడెన్సి రోడ్డు.
	26	మ. 3 గం. 5	
తెనాలి	12	ఉ 9 గం. 11	కన్యకాపరమేశ్వరీ సత్రం
చీరాల	13	మ. 3 గం. 6	రాజమహల్ లాడ్జి, రైల్వేస్టేషన్ వద్ద.
గుంటూరు	14	ఉ 9 గం. 12	మెడికల్ స్టోర్సు, కొత్తపేట.
గుడివాడ	15	ఉ 9 గం. 11	ప్రభాత్ మెడికల్ స్టోర్సు.
మచిలీపట్టణం	16	ఉ 9 గం. 12	ఆనంద ఫార్మసీ, మెయిన్ రోడ్డు
భీమవరం	18	మ. 1 గం. 3	ప్రసాద్ సన్స్ అండ్ కంపెనీ, కెమిస్ట్సు.
రాజమండ్రి	19	ఉ 9 గం. 12	ఈశ్వరదాస్ అండ్ కంపెనీ,జాండు కంపెనీ ఏజెంట్లు, 3—101 ఇన్నీస్‌పేట
కాకినాడ	20	ఉ 9 గం. 11	వి.ఎల్.మూర్తి అండ్ సన్,మార్కెట్‌రోడ్
విశాఖపట్టణం	21	డిటో	శాంతిభవన్, లాడ్జింగ్‌హౌస్,మెయిన్‌రోడ్
మదనపల్లి	28	డిటో	హయగ్రీవా షాప్
చిత్తూరు	30	డిటో	ఓరియంటల్ లాడ్జి, హైరోడ్.
తిరుపతి	30	మ. 3 గం. 5	డాక్టర్ ఆర్.గోపీనాథ్, 333 కర్నాలవీధి

జమ్మి వెంకటరమణయ్యా అండ్ సన్స్,
మద్రాసు - 4.

బ్రాంచీలు : 17/283 హిందీ వీధి, గాంధీనగర్, బకింగుహామ్‌పేట పి. ఒ., విజయవాడ — 2. | ఒరుగంటి వారి వీధి, విజయనగరంపేట.

టెండరు నోటీసు

పెనుగంచిప్రోలు పంచాయితీసమితి కార్యాలయము.

ఈ దిగువ వివరించిన ఫర్నీచరు సప్లైచేయుటకు సీల్డు టెండరులు, ధరావతు రు. 50 — లతో సహా ది. 11—2—61వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా పెనుగంచిప్రోలు బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరుగారికి పంపవలెను.

టెండరు షరతులు యీ ఆఫీసుకు వ్రాసి తెలుసుకోవలెను.

వ.నం.	వస్తువు పేరు వివరము.	కొలతలు	కావలసినసంఖ్య
1.	మేజా బల్లలు.	4'—6"×2'—6"×2'—6"	6
2.	టైపిస్టు మేజాబల్ల.	4'—0"×2'—3"×2'—2"	1
3.	చిన్న మేజాబల్లలు.	3'—0"×1'—9"×2'—6"	8
4.	ప్రత్యేక కుషన్ కుర్చీ.		1
5.	కుర్చీలు (చేతులవి).		6
6.	టైపిస్టు కుర్చీ.	22" ఎత్తుకలది	1
7.	రికార్డు పెట్టెలు.	2'—9"×1'—6"×1'—6"	8
8.	ట్రంకుపెట్టెలు.		10
9.	గాద్రెజు లేక డిలక్సు కుర్చీలు		45
10.	చేలాంతర్లు.		10
11.	పెట్రొమ్యాక్సు లైట్లు.		2
12.	స్టీల్ బీరువాలు.		2
13.	స్టీల్‌పెట్టె (క్యాంపుఉపయోగమునకు)		1
14.	రికార్డు ర్యాకులు.	6'—2"×4'—0"×1'—6" (5 అరలతో)	2
15.	పొడుగు బెంచీలు.	6'—0"×15"×1'—6"	2
16.	చిన్న బెంచీలు.	3'—0"×15"×1'—6"	4
17.	చెక్క బీరువాలు.	6'—0"×3'—6"×1'—6"	4
18.	పిజియన్ హోలు బీరువా స్టాండుతో సహా 6 హోల్సు కలది.	4'—0"×1'—6"×2'—0"	1
19.	ఉత్తరములపెట్టె.	1'—6"×1'—0"×1'—0"	1
20.	నోటీసు బోర్డు.	3'—0"×2'—6"	1
21.	గాద్రెజు ట్రేస్.		8
22.	వేస్టుపేపరు బాస్కెట్టు గాద్రెజు.		18
23.	తాళములు (గాద్రెజు) (పెద్దవి).		6
24.	తాళము లు (గాద్రెజు). (చిన్నవి).		6

(సం.) జె. ఎలీషారావు,
బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు, పెనుగంచిప్రోలు.

ప్రకటన

కృష్ణానదిలో ఈ దిగువ సుదహరించిన ప్రదేశములలోని యిసుకను త్రవ్వి తీసుకొను హక్కును ఆ యా ప్రదేశముల కెదురుగా తెలుపబడిన తేదీలలో వేలము వేయబడును.

ప్రదేశము	తేదీ, సమయము	వేలము వేయు స్థలము
1. కృష్ణాజిల్లాలో విజయవాడ మున్సిపలు సరిహద్దులు ఎనమలకుదురుగ్రామ సరిహద్దులు	7—2—61 సా. 3 గం. లకు	విజయవాడపైపుర కృష్ణారైల్వేబ్రిడ్జి వద్ద
2. శీతానగరము గ్రామ సరిహద్దులు	14—2—61 సా. 3. గం. లకు	సీతానగరం రేవు

వేలము పాడదలచినవారు రు. 100 లు ధరావతు చెల్లించియే పాల్గొనవలయును. ఇతర షరతులు పాట కాలమున తెలుపబడును.

తన్నీరు లమపతిరావు.
అసిస్టెంటు ఇంజనీరు, పి. డబ్ల్యు. డి., ఆర్. సి. సబుడివిజను, విజయవాడ.

రేడియో

ఆదివారం, ఫిబ్రవరి 5
శక 1882 మాఘ 16

హైదరాబాద్-ఎ 406.4 మీ

ఉ: 6—30 సుప్రభాత్, 6—40 భక్తి రంజని, 7—00 తె. వా. 7—15 అమరవాణి, 7—30 రత్నాకర్ వ్యాస్: సరోద్, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా. 8—15 హిం. వా. 8—30 హైదరాబాద్ బి వలె, 9—15 బచ్చోంకే లియే, 9—30 ఉపాహారుల సమక్షంలో వేదికన్నై కార్యక్రమం,మ:12—30 చిత్రజగత్, 1—00 రంగవల్లి, 1—45 విరామ సంగీతం, 1—50 తె. వా. 2—00 ప్రాదేశిక్ సంగీత్, 2—10 ఉ. వా. 2—20 నిమ్మతొనలు, 3—20 ఆకాశవాణి బృందగానం, 3—30 తరుణభారతి, 4—30 వాతావరణ వాచన, సా: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 నగర వాణి, 7—00 తె. వా. 7—15 కన్నడ శ్రోతలకు, 7—30 ఆహూతుల సమక్షమున హిందూస్థాని సంగీతం, భీమసేన్ జోషి: గాత్రం, రత్నాకర్ వ్యాస్: సరోద్, షేక్ దావూద్: తబ్లా, అలావ్ మహ్మద్‌ఖాన్: సారంగి, 9—00 ఆం. వా. 9—15 ఉ. వా. 9—30 నాదతరంగిణి (మద్రాస్‌నుండి రిలే) 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉ: 6—30 హైదరాబాద్ ఎ వలె, 8—30 టి. విశ్వనాథన్: వేణువు, 9—15 అవధానం (విజయవాడనుండిరిలే) మ: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 జావళీలు: వి. వరదరాజ అయ్యంగార్, 2—20 హైదరాబాద్ ఎ వలె, సా: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, భంతిపోత్సవం; పురాణ కాలక్షేపం, 7—30 గాన ముక్తావళి (మద్రాస్‌నుండిరిలే) 9—00 ఆం. వా. 9—15 ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వస్త్రాల ఉత్పత్తి, ప్రసంగము, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉ: 6—30 శుభోదయం, 6—40 భక్తి రంజని, 7—00 తె. వా. 7—15 అమరవాణి, సంస్కృత కార్యక్రమం (హైదరాబాద్‌నుండి రిలే) 7—30 త్యాగరాజకృతి సమామ్నాయం, 7—45 సంగీతశిక్షణ, 8—00 ఆం. వా. 8—15 హిందీలో వార్తలు, 8—30 టి. విశ్వనాథన్: వేణువు (మద్రాస్‌నుండి రిలే) 9—15 అష్టావధానం, పి. వి. ఎల్. వి. ప్రసాదరావు, మ: 1—30 వరవిక్రయం, నాటిక(మొదటి భాగం) రచన: కీ. శే. కాళ్లకూరి నారాయణరావు, 1—50 తె. వా. 2—00 తరుణభారతి, 3—00 తిరువాడి, డాక్యుమెంటరీ చిత్ర సమర్పణ: బందా కనకలింగేశ్వరరావు, సా: 5—00 పాలవెల్లి, 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయవార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 గాన ముక్తావళి (మద్రాస్‌నుండిరిలే)9—00 ఆం. వా. 9—15 ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వస్త్రాల ఉత్పత్తి, ప్రసంగము(హైదరాబాద్‌నుండి రిలే) 9—30 నాదతరంగిణి (మద్రాస్‌నుండి రిలే) 11—00 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉ: 6—55 మంగళగానం, 7—15 త.వా. 7—30 టి. ఎన్. రాజరత్నంపిళ్లై: నాదస్వరం, 8—00 మధురగీతం, 8—15 వాద్యమాధురి, 8—30 టి. విశ్వనాథన్: వేణువు, కె. ఎస్. వెంకటరామయ్య: వయొలిన్,మద్రాస్ ఎ. కన్నన్: మృదంగం, 9—45 చెంబై వైద్యనాథ భాగవతర్, లాల్‌గుడి జి. జయరామన్: వయొలిన్, ఎస్. వి. ఎస్. నారాయణన్: మృదంగం, మ: 12—30 కీర్తనమాల, 1—30 గానమంజరి, 1—40 హిం. వా. 1—50 గీతమంజరి, 2—00 త. వా. 2—25 భజన్, 2—30 ద్రౌపది అమ్మన్ కథై, జానపద నాటక ఘట్టాలు, 3—00 కాలీదయం నాటిక (తమిళము) 4—00 వాతావరణ సూచన, సా: 5—30 వయొలిన్ త్రయం: నిలయ విద్వాంసులు, 7—15 త. వా. 7—30 గాన ముక్తావళి, 9—30 నాదతరంగిణి సంగీతకదంబం, నిర్వహణ, సమర్పణ, జి. ఎస్. బాల సుబ్రహ్మణ్యం, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉ: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా. 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. 8—15 మద్రాస్ఎ వలె 8—30 మద్రాస్ ఎ వలె, 9—45 మద్రాస్ ఎ వలె, మ: 1—00 కదంబం, 1—30 ఆం. వా. 1—40 తిరుప్పుగళ్, 1—50 తె. వా. 2—00 మధుర గీతం, 2—10 వీణాయుగళం: నిలయవిద్వాంసులు, 3—00 పిల్లల రేడియో సప్తాహ ప్రత్యేక కార్యక్రమం, సా: 5—30 పాశ్చాత్య సంగీతం, 5—55 స్థానిక ప్రకటనలు(ఆంగ్లము)6—00 6—00 ఆం. వా. 6—05 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా. 7—15 ముఖవీణ: నిలయ విద్వాంసుడు, 7—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా. 9—45 రేడియో సప్తాహ పాశ్చాత్య సంగీత కార్యక్రమం, 10—30 ప్రసారసమాప్తి.

చిన్నాపురంలో యానాదుల కాలనీ

బందరు, జనవరి 20 :—

బందరు తాలూకా చిన్నాపురము గ్రామములో సుమారు 6 ఎకరముల భూమిలో యానాదులకు నివాస వసతులు ఏర్పాటు చేయుటకు రాష్ట్రీయ సాంఘిక, సంక్షేమ శాఖవారు ఒక పథకమును అంగీకరించియున్నారు. 82 యానాదుల కుటుంబాలును, 20 ఎరుకల కుటుంబాలను యిందు చేర్చబడినవి. కుటుంబానికి 250 గజాలనివేశన స్థలమును, రు.500లు రొక్కమును యివ్వబడును. మరి రు .250 ప్రతి కుటుంబము శ్రమదానమువ్వారాగాని, పరికరముల రూపములోగాని, సమకూర్చుకోవలెను.

ఈ కాలనీలో ఒక చెరువు, సరైన రోడ్లు, ఆరోగ్య వసతులు ఏర్పాటుకు అవకాశము కలదు. త్వరలో కాలనీ నిర్మాణము ప్రారంభింపబడి, స్థానిక ఎం. ఎల్. ఏ. డా. రాళ్ళపల్లి అచ్యుత రామయ్య భారత సేవకసమాజ్ జిల్లా పర్యవేక్షకుడు శ్రీ అర్జా రామారావుల పర్యవేక్షణక్రింద పని జరుగును.

రేడియో సప్తాహ కార్యక్రమాలు

హైదరాబాద్

ఫిబ్రవరి 5 ఆదివారం: ఉ: 9—15 బచ్చోంకే లియే (ఉర్దూ, హిందీ భాషలలో పిల్లలకు ప్రత్యేక కార్యక్రమం) మ: 1—00 మేం చేయగలం (స్త్రీల — కదంబ కార్యక్రమం) 2—20 నిమ్మతొనలు (పిల్లలకు ప్రత్యేక కార్యక్రమం)3—30 తరుణభారతి (యువజనుల కార్యక్రమం) సమర్పణ: ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాల విద్యార్థులు, సా: 6—15 నాయికలబృహా సమావేశం, తెలుగు వాఙ్మయంలోని సుప్రసిద్ధ కథా నాయికల సమ్మేళనం, ఫిబ్రవరి 6 సోమవారం: సా: 6—15 లలిత సంగీతకచేరీ, ఎస్. చిత్తరంజన్, ఉషాశశి భిలేరావ్, బి. ఎల్. ధరప్, ఎస్. విజయలక్ష్మి, వి. వసంత, కె. బి. కె. మోహనరాజు, షేక్ మహబూబ్, మంగళా పోత్‌దార్, వి. హెచ్. సత్యనారాయణ, ఆంథోని మార్త్యూస్, పి. సావిత్రీదేవి, వి. బి. కనకదుర్గ, శారదా కుమారి, నిర్వహణ: ఎమ్. జె. రావ్ (హైదరాబాద్ ఎ) సా: 6—15 వెనుకబడిన వాద్యాలు, జానపదవాద్య పరిచయ కార్యక్రమం (హైదరాబాద్ బి) రా: 9—30 సాగరమథనం (సంగీత రూపకం) ఫిబ్రవరి 8 బుధవారం: రా: 7—30 దృశ్య మంజరి, ప్రసిద్ధ రంగస్థల నాటకాలనుంచి కొన్ని ఘట్టాలు, ఫిబ్రవరి 9 గురువారం: సా: 6—15 గాంధి భారతం, సమర్పణ: త్రిపురనేని గోపీచంద్, ఫిబ్రవరి 10 శుక్రవారం: మ: 1—00 టి. బృంద, టి. ముక్త, ఫిబ్రవరి 11 శనివారం: రా: 9—30 యశోధర (రంగస్థల నాటకం) రచన: దాశరథి, సమర్పణ: ఆరవి, స్థానం నరసింహారావు,

విజయవాడ

ఫిబ్రవరి 5 ఆదివారం: మ: 2—00 తరుణభారతి, యువజనుల కార్యక్రమం, నిర్వహణ: సుభద్రా శ్రీనివాసన్, "అంతర్వాణి" నాటిక, రచన: డి. వి. నరసరాజు, చిత్రాంగి — వాక్చిత్రం, రచన: శ్రీరాం వెంకట భుజంగరాయశర్మ, అభినయం: శ్రీమతి జె. ఎస్. శర్మ, మ: 3—00 తిరువాడి డాక్యుమెంటరీ చిత్రం, సమర్పణ: బందా కనకలింగేశ్వరరావు, సా: 5—00 పాలవెల్లి పిల్లల ప్రత్యేక కార్యక్రమం, 6—15 గ్రామస్థులకు, బుద్ధచరిత్ర — కథా కాలక్షేపం, కథకులు: వి. వి. రమణయ్య భాగవతర్, రా: 7—30 గాన ముక్తావళి (మద్రాస్‌నుండి రిలే) 9—30 నాదతరంగిణి (మద్రాస్‌నుండి రిలే) ఫిబ్రవరి 6 సోమవారం: ఉ: 8—30 వీణా చతుష్టయం, వైణికులు: వాసా కృష్ణమూర్తి, అయ్యగారి సోమేశ్వరరావు, చెంబోలు వెంకటశాస్త్రి, రామవరపు సుబ్బారావు, కోలంక వెంకటరాజు: మృదంగం, రా: 7—30 ఎస్. ఎస్. బాల సుబ్రహ్మణ్యశర్మ, వి. రామస్వామి: వయొలిన్, వి. కమలాకరరావు: మృదంగం, 9—30 కన్నడ భక్తిగీతాలు (బెంగుళూర్‌నుండి రిలే) ఫిబ్రవరి 7 మంగళవారం: మ: 1—00 పేరంటము, స్త్రీలకు ప్రత్యేక కార్యక్రమం, వైజయంతి, నిర్వహణ: శ్రీమతి జె. ఎస్. శర్మ, రా: 7—45 గాన కైరళి (తిరువనంతపురం నుండి రిలే) 9—30 కథకళి — ఉత్తరా స్వయంవరం (రిలే) ఫిబ్రవరి 8 బుధవారం: ఉ: 8—30 ఓలేటి వెంకటేశ్వర్లు: గాత్రం (హైదరాబాద్‌నుండి రిలే) సా: 6—15 గ్రామస్థులకు, "సామ్రాట్ అశోక" బుర్రకథ, నాజర్ బృందం, రా: 7—30 దృశ్య మంజరి (హైదరాబాద్‌నుండి రిలే)9—30 సాగరమథనం (హైదరాబాద్‌నుండి రిలే) ఫిబ్రవరి 9 గురువారం: ఉ: 7—15 ఆర్. బాలసరస్వతీ దేవి, ఆర్. కనకవల్లి, ఇవటూరి ఇందిర, మ: 1—00 జాతీయ ప్రసంగ కార్యక్రమము, 1—30 వరవిక్రయం (సీరియల్ నాటిక) రా:7—30 వసంతసేన (రంగస్థల నాటకం) సమర్పణ: సురభి పూర్ణానంద నాట్యమండలి, రా: 9—30 రామనాటకం (తిరుచ్చినుండి రిలే) ఫిబ్రవరి 10 శుక్రవారం: మ: 12—30కార్మికులకు, ఆంధ్రదేశపు జానపద గేయాలు, సమర్పణ: ప్రయాగ, పాల్గొనువారు: పున్నమరాజుసీత, అవసరాల సత్యవతి, ఎస్. వి. గోవిందాచారి, ఎం. దుర్గాప్రసాద్, 1—0 జగ్గయ్యపేట కాసింసాహెబు: బ్యాండ్, సా: 5—15 నాట్యావధానం, సమర్పణ: ధారా రామనాథ శాస్త్రి, 6—15 "సుందర భారతి" స్త్రీలకు, పిల్లలకు, రా: 7—30 నేదునూరి కృష్ణమూర్తి (గాత్రం) మాయూరం వి. ఆర్. గోవిందరాజ పిళ్లై: వయొలిన్, రామనాథపురం, సి. ఎస్. మురుగ భూపతి: మృదంగం, రా: 9—30ఉషాపరిణయం(కూచిపూడి నృత్యనాటిక) సాంప్రదాయ సంగీతం: చింతా కృష్ణమూర్తి, నిర్వహణ:ఓలేటి వెంకటేశ్వర్లు, పాల్గొనువారు: ఎమ్. బాలమురళీకృష్ణ, ఎమ్. వి. రమణమూర్తి, పి. సూర్యారావు, సుసర్ల శివరాం, ఎన్. సి. వి. జగన్నాథాచార్యులు, చిత్రపు సత్యాదేవి, వింజమూరి లక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, రేడియో అనుసరణ పింగళి లక్ష్మీకాంతం, ఫిబ్రవరి 11 శనివారం: ఉ: 8—30 మోహినీ ఆటం (కోజికోడ్‌నుండి రిలే) మ: 2—00 "బొమ్మరిల్లు" పిల్లల ప్రత్యేక కార్యక్రమం, సా: 5—15 ఆకాశవాణి వాద్య బృందం, నిర్వహణ టి. కె. జయరామయ్యర్, రా: 7—30 జానపద నృత్య రీతులు, సమర్పణ: డి. వై. సంపత్కుమార్ బృందం, 8—30 "విష్ణు చిత్త" సంగీత నాటిక (హిందీ)

మద్రాస్

ఫిబ్రవరి 5 ఆదివారం: ఉ: 7—30 టి. ఎన్. రాజరత్నంపిళ్లై: నాదస్వరం, 8—30 టి. విశ్వనాథన్: వేణువు, కె. ఎస్. వెంకటరామయ్య: వయొలిన్, మద్రాస్ ఎ కన్నన్: మృదంగం, 9—45 చెంబై వైద్యనాథ భాగవతర్, లాల్‌గుడి జయరామన్: వయొలిన్, ఎస్. వి. ఎస్. నారాయణన్: మృదంగం, మ: 3—00 పిల్లల ప్రత్యేక కార్యక్రమము (తమిళం, తెలుగు, ఆంగ్లభాషల్లో) రా: 7—30 గాన ముక్తావళి, ఆకాశవాణి కర్ణాటక సంగీత కచేరీలనుంచి కొన్ని ఘట్టాలు, అరియకుడి రామానుజ అయ్యంగార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, డి. కె. పట్టమ్మాళ్, ఎమ్. ఎల్. వసంతకుమారి, ద్వారం వెంకటస్వామి నాయుడు: వయొలిన్, మధుర మణి అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, వేదారణ్యం వేదమూర్తి: నాదస్వరం, రా:9—30 రాగ తరంగిణి, సంగీత కదంబ కార్యక్రమం, తారవాద్య కచేరీ, గోష్ఠిగానం, లలిత సంగీతం.

తాటిబెల్లం సంఘాల సమస్యలు

మంత్రులవద్దకు రాయబారం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

నిడదవోలు జనవరి 30:—

నిడదవోలులో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాటిబెల్లం సహకార ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ అంకెం వెంకటపతి నాయకత్వమున ఫెడరేషను డైరక్టర్లు శ్రీయుతులు టి. సాంబయ్య, శ్రీ పురింత సీతారామయ్య, డి. వి. పలపతి, ఆర్. అయ్యన్నగౌడ్, ఎస్. రామదాసు, వి. భీమన్న గార్లు ఇటీవల హైదరాబాదు వెళ్లి ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్యగారిని, ఎక్సైజు మంత్రి శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజును ప్లానింగ్ మంత్రి శ్రీ పిడతల రంగారెడ్డిని, సహకారమంత్రి శ్రీ కె. చంద్రమౌళిని, కలుసుకొని నీరా, తాటిబెల్లం సహకార సంఘాల పునర్నిర్మాణమునకు సంబంధించిన కొన్ని కొత్త సూచనలను, సలహాలను చేస్తూ ఒక విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించారు.

మెమోరాండంలో నీరా, తాటిబెల్లం సహకార సంఘాలను తాటిందార్ల సంఘముల ఇండస్ట్రియల్ కో—ఆపరేటివ్ సంఘాలుగా రూపొందించాలని కోరారు. వీటిపై ప్రభుత్వ పరిశ్రమల శాఖ అజమాయిషీ ఉండాలన్నారు.

మంత్రులందరు రాయబారవర్గ సభ్యులు చెప్పినవన్నీ శ్రద్ధతోవిని తప్పక ఆలోచింపగలమని వాగ్దానం చేశారు. కుటీర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ, నీరాఉత్పత్తి, అమ్మకం వివరాలు, దానిపై అనుమున్న ఖర్చు వివరాలు అందజేయవలసిందిగా రాయబారవర్గ సభ్యులను కోరారు. తాటిచెట్టుపై విధిస్తున్న పన్ను (చెట్టు ఒక్కంటికి రు. 3—25 నయాపైసలు) రద్దుచేయు బడగలదని మంత్రిగారు చెప్పారు. శ్రీ లక్ష్మణ్ బాపూజీగారు ఇంకా మాట్లాడుతూ ఈ మెమోరాండంలో గల అంశాలు చాల భాగం ఆదివరకే ప్రభుత్వం ఆలోచనలో గలవని కూడా చెప్పారు.

గుంటూరులో ఒక స్త్రీ హత్య

(మన విలేఖరి)

గుంటూరు, ఫిబ్రవరి 2:—

ఆమిసెట్టి కోటమ్మ (40) వారింటి వరండాలో పడుకుని నిద్రిస్తూ ఉండగా నిన్న తెల్లవారు ఝామున కత్తితో పొడిచివచంపారని తెలియజేయ బడింది. పోలీసులు విచారణజరుపుతున్నారు.

మొగిలిచర్లలో

మొగిలి చర్లలో గంగాధర అప్పమ్మ (20) ను హత్య చేశారనే సందర్భంగా పోలీసులు ఆమె భర్తను అరెస్టుచేసి రిమాండులో ఉంచారు.

లారీప్రమాదం

ఏ. సాంబయ్య అనే నాలుగు సంవత్సరాల కుర్రవాడు నిన్న సాయంకాలం లారీక్రింద పడిపోయాడు.

ఈ ప్రమాదం జరిగినప్పుడు కుర్రవాడు రోడ్డుమీద ఆడుకుంటున్నాడని తెలిసింది. లారీ డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు. లా అండ్ ఆర్డరు ఇనస్పెక్టరు శ్రీ వి. రామచంద్రరావు దర్యాప్తు చేస్తున్నారు.

సభలు : సమావేశాలు

4—2—1961 శనివారం మధ్యాహ్నంరెండు గంటలకు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల స్థాయీసంఘ సమావేశం హైదరాబాదు సంఘ కార్యాలయములో జరుగనున్నది. అంతేగాక ఆంధ్రప్రదేశ్ హరిజన—గిరిజన శాసనసభ్యుల సమ్మేళన సందర్భముగా విచ్చేయుచున్న—శ్రీ బాబు జగజీవనరాంగారు— ప్రదేశ్ సంఘము బహూజన ప్రముఖ వారొసగు సన్మానమును ఆదేరోజు సాయంత్రం 5—00 గంటలకు స్వీకరించుటకు దయతో అంగీకరించిరని తెలుపుటకు సంతసిస్తున్నామనీ, స్థాయి సభ్యులేగాక, జిల్లా సంఘాలు తదితర వెనుకబడిన తరగతులకు చెందిన వివిధ ప్రదేశ్ లేక రాష్ట్ర సంఘాల అధ్యక్ష, కార్యదర్శులెల్లరు తప్పక దయచేసి పై కార్యక్రమాలు జయ ప్రదమొనర్చాలని ప్రధాన కార్యదర్శి శ్రీ రాజాం ప్రకటిస్తున్నారు.



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రపత్రలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

డాక్టరు యస్. యస్. మహిద్, ఆర్గనైజర్ ఆఫ్. డి. కె. సి. చారిటేస్ ఫండ్, బెరహాంపూర్ 116—00
శ్రీ గోపిసెట్టి చిదంబరరావు, క్యాషియర్, రైల్వే బుకింగ్ ఆఫీసు, విజయవాడ 116—00
డాక్టరు ఎ. సూర్యనారాయణ, అంబంక 5—00
శ్రీ వెలగపూడి వెంకటేశ్వరరావు, యలమర్రు 5—00
యొనిమిదవతరగతి విద్యార్థులు, అవిగండ్లపాడు 5—00
శ్రీ మాదాల ధనుంజయ్య, వెదుళ్లపల్లి 5—00
శ్రీ అవంత్స ఉపేంద్రశతకం, అనకాపల్లి 5—00
శ్రీ భూమా పుల్లారావు, తేల్ప్రోలు 5—00
శ్రీ పొపూరి లక్ష్మీ నరసింహశాస్త్రి 3—00

రూ. 2—00 విరాళమిచ్చినవారు.

శ్రీయుతులు కొత్తపల్లి సత్య నారాయణమూర్తి, కొరుపోలు నాగయ్యసెట్టి, కోడూరి రత్నం, చదలవాడమాణిక్యం, ఎల్లా అప్పారావు, పరిశిరామారావు.

జామి ముత్యాలమ్మ, 1—00

ముయులపల్లి భీమారావు0—50, కొండపల్లి సూర్యప్రకాశరావు 1—50, గొనెల్ల సీతాపతిరావు 0—50.

నిన్నటివరకు వసూలైనవి
మొత్తం రు. 1,38,314—71
వెరశి రు. 1,38,595—21

విద్యామంత్రికి రాజాజీ ఉపదేశం

తిరుపతి, జనవరి 30—

"విస్తృత మద్రాసు రాష్ట్రానికి రాజాజీ నన్ను ఒక మంత్రిగా ఎన్నుకున్నప్పుడు శంకుస్థాపనోత్సవాలకు వెళ్ళవద్దని నాకు ఉపదేశించారు. మంత్రి ఒక భవనానికి శంకుస్థాపన చేస్తే, దానికి ప్రభుత్వం సహాయం వుంటుందని ప్రజలు భావిస్తారు. తీరా భవన నిర్మాణం సాగకపోతే పలాల మంత్రి చెయ్యివేశాడు, ఇది ఇలా అయ్యింది అంటారు. అది వారి భావం" అని రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పట్టాభి రామారావు పేర్కొన్నారు.

హన్మకొండలో ఆటోమాటిక్ టెలిఫోన్

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

వరంగల్లు, జనవరి 29:—

హన్మకొండ తంతితపాలాఫీసులో రిపబ్లిక్ దినోత్సవమును పురస్కరించుకొని ఒక క్రొత్త ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజి ప్రారంభించబడింది. దీనిని వరంగల్లు పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ ఎ. బుచ్చయ్య ప్రారంభించారు. క్రొత్త టెలిఫోన్ ఎక్స్చేంజ్‌ను ప్రారంభిస్తూ శ్రీ బుచ్చయ్య ఎక్స్చేంజ్ వలన హన్మకొండవారికే లాభం కలుగ గలదు కాబట్టి వరంగల్లులో కూడా ఈ విధమైన ఎక్స్చేంజ్ స్థాపనకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వాన్ని అర్థించారు.

ప్రారంభంలో వరంగల్లు ప్రాంతీయ టెలిఫోన్ ఎక్స్చేంజి (సూపర్‌వైజర్) స్వాగతంచెప్పారు. కొద్ది రోజులలో మరొక 50 ఫోన్‌లకు ఈ విధమైన సౌకర్యం చేకూర్చ బడగలదని అన్నారు. మూడవప్రణాళికా మొదటి సంవత్సరంకాలంలో మొత్తం వరంగల్లు హన్మకొండ జంట నగరాలలో వచ్చే అయిదు వందల టెలిఫోన్‌లు ఏర్పాటు చేయబడగలవని కూడా వారన్నారు.

జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ ఇ. వెంకట్రామ నర్సయ్యగారు కూడా హాజరయినారు.

ఇంగుర్తి పంచాయతి సమావేశం వాయిదా

(మన విలేఖరి)

మహబూబాబాద్,ఫిబ్రవరి 1:—

ఇంగుర్తి పంచాయతీ కమిటీ సభ్యుల సమావేశంలో గందరగోళపరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఈ సమావేశాన్ని నిన్న అధ్యక్ష ఎన్నికకై ఏర్పాటుచేశారు. సమావేశాన్ని జరపవలసిన ఆఫీసర్ కాలనిర్ణయంలేకుండా సమావేశాన్ని వాయిదా వేశారు.

భీమవరం వార్తలు

భీమవరం, జనవరి 27:—

స్థానిక కలప వ్యాపారస్థులు శ్రీ తటవర్తి భాస్కరరావు తన ద్వితీయ పుత్రుడు చి. వెంకట సుబ్బారావుకు పాలకొల్లు గ్రామ వాస్తవ్యులు శ్రీ కార్మూరి పద్మనాభంగారి ద్వితీయ కుమార్తె చి. సౌ. వెంకట శేషరత్నముతో పాలకొల్లులో నిన్న వివాహము జరిపారు.

అర్బన్ రేంజి కేంద్రోపాధ్యాయ సంఘమునకు ప్రారంభోత్సవం తణుకు జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి కె. సుబ్రమణ్యేశ్వరీదేవి యిటీవల చేశారు. శ్రీయుతులు కె. లక్ష్మీనారాయణ, పి. మోజెసు ప్రార్థనాగీతంతో సభాకార్యక్రమం ప్రారంభించబడింది. మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ భీమనాథం గోపాలకృష్ణమూర్తి పతాకప్రతిష్ఠ జరిపారు. సంఘ అధ్యక్షులు శ్రీ ఎ. రామమూర్తి స్వాగతపత్రంను, శ్రీ వి. వి. లక్ష్మీపతి వినతిపత్రంను విద్యాశాఖాధికారిణి గారికి సమర్పించారు. యస్. వి. ఎం. స్కూలు బాలికలు 9వ వార్డు బాలికలు, బాలురు, ఆర్. సి. యం. స్కూలు బాలికలచే వైజ్ఞానిక ప్రదర్శనలు చేయబడినవి. రామచంద్రపురంబాలికలు "పున్నమ్మ" "పుత్తడిబొమ్మ" అను బుర్రకథలు చెప్పారు. కౌన్సిలర్లు శ్రీయుతులు బి. ఎ. రావు, కొటికలపూడి గోవిందరావు పిలిని ప్రశంసించారు. కార్యదర్శి శ్రీ కె. గాబ్రేలు వందన సమర్పణతో సభ ముగిసింది.

వరంగల్ పురపాలక సంఘ సమావేశం

(ఆంధ్ర ప్రభ ప్రతినిధి)

వరంగల్లు, జనవరి 29:—

వరంగల్లు పురపాలక సంఘ సర్వసభ్య సమావేశం 27న హన్మకొండ టౌన్‌హాలులో శ్రీ ఆకెళ్లిబుచ్చయ్యగారి అధ్యక్షతన సమావేశమైనది. ఈ సమావేశములో ఆక్ట్రాయి పన్ను వసూలుకు కావలసిన సిబ్బందికిగాను దాని ఖర్చులకు కొంత మొత్తాన్ని కేటాయించుతూ ఆ అధికారులను నియమించుటకు తీర్మానించినది.

ఆర్థికఉపసంఘంవారు తీర్మానంమేరకు వరంగల్లులో ఒక యాబదిటన్నుల ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణమునకు అవసరమగు స్థల సేకరణకూ వరంగల్లు పురపాలక సంఘం మంజూరు చేయాలని తీర్మానించింది.

ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సమయంలో శ్రీ వీరా స్వామిగారు మునిసిపల్ ఆఫీసులో అధికారులపై అభియోగాలు ఉన్న ఫైళ్ళుమటుమాయమై పోయినవని అన్నారు. అధ్యక్షులు వాటిమీద చర్యలు తీసుకొన వలసినదని తమ అభిప్రాయములు వ్రాసినా ఇంతవరకు అట్టి చర్యతీసుకొనక పోవటం చాలా విచారకరమని అన్నారు. ఆటులనే ఆఫీసు కార్య క్రమాలు జరుగుతున్న వన్నారు. కొంత తర్జనభర్జన తర్వాత తిరిగి యీ విషయమును విచారించుటకు వచ్చే నెల రెండవవారంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయుటకు తీర్మానింపబడింది.

నిడుబ్రోలుకు అగ్నిమాపక ఇంజన్

నిడుబ్రోలు, జనవరి 29:—

నిడుబ్రోలు పంచాయితీ ప్రాంతంలో వేసవి కాలంలో పూర్తిగా వినియోగించుకొనేందుకు గాను ఒక అగ్నిమాపకయంత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తూ నిడుబ్రోలు పంచాయితీవారికి ఉత్తరువు పంపించింది.

పాలకొల్లులో బ్యాంకు కలెక్షన్‌డిపో ప్రారంభోత్సవం

పాలకొల్లు ఫిబ్రవరి 1 :—

పాలకొల్లులో బ్యాంకు కలెక్షన్ డిపోను (సబ్ ట్రెజరీలో జరుగు ముఖ్యమైన వసూళ్ల నిమిత్తం) నేడు వాణిజ్య మండలి ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అక్కౌంట్సు డైరెక్టర్ శ్రీ రా. నాగరాజారావు ప్రారంభోత్సవం చేశారు.

పాలకాల రాయురావుమోహన్ క్లబ్ భవనంలో వాణిజ్య మండలి ఏర్పాటుచేసిన సభకు నర్సాపురం అసిస్టెంటు కలెక్టర్ శ్రీ యస్. కె. మురళీధరరావు అధ్యక్షత వహించారు.

వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ బొండాడ వెంకట్రాజగుప్త సన్మానపత్రం సమర్పించారు. ఈ కలెక్షన్ డిపోను సబ్ ట్రెజరీగా మార్చాలని, పరస్తులు చెల్లించే సొమ్ముకు మూడురశీదులు యిప్పించే ఏర్పాటు చేయాలని అన్నారు.

శాసనసభ్యుడు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, శ్రీ బోళ్ల వెంకట సుబ్బారావు, మునిసిపల్ కమిషనర్ శ్రీ ఆర్. రామానుజులు నాయుడు తమ ప్రసంగాలలో రివిన్యూ కలెక్షను కూడా ఈ డిపోద్వారా ఏర్పాటుచేయాలని సూచించారు.

ఈమధ్య గుంతకల్లులో సబ్ ట్రెజరీ ప్రారంభించామని డైరెక్టర్ శ్రీ నాగరాజారావు అన్నారు. తిరుపతి, మంగళగిరి పట్టణాలలో ఏర్పాట్లు జరుగుతున్న వన్నారు. పాలకొల్లులో కూడా పూర్తి సౌకర్యాలుగల సబ్‌ట్రెజరీ ఏర్పాటుకు ఈ కలెక్షన్ డిపో వత్తిడిని బట్టి చూస్తున్నారు. సొమ్ము చెల్లించే వారికి 'ట్రిపుల్ కేష్' రశీదులు యిచ్చే ఏర్పాటు చేస్తున్నారు. అల్పాహార విందు జరిగింది. శ్రీ పంకాయల పురుషోత్తం వందన సమర్పణ చేశారు.

పరిషత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా కలెక్టర్

నియామకానికై ప్రభుత్వ ఆలోచన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) విశాఖపట్నం, ఫిబ్రవరి 2:—

జిల్లాపరిషత్ ప్రధాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా జిల్లాకలెక్టరును నియమించి, ప్రణాళిక పథకాలకు సంబంధించిన జిల్లా ఉద్యోగుల నందరిని పరిషత్ ఆధ్వర్యం క్రిందికి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ప్రణాళిక మంత్రి శ్రీ పి. రంగారెడ్డి జనవరి 30 న గజపతినగరం పంచాయతీ సమితికి ప్రారంభోత్సవం జరిపినప్పుడు ఈవిషయాన్ని వెల్లడి చేశారు. జిల్లా స్థాయిలో అప్పుడు జిల్లా పరిషత్ చిన్న శాసనసభగా వ్యవహరిస్తుందన్నారు.

ఈ సమావేశానికి జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ సాగి సూర్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. విశాఖజిల్లా అభివృద్ధిలో చాలా వెనకబడి ఉందనీ, మూడవ ప్రణాళికా కాలంలో సీటి పారుదల ప్రాజెక్టులను ఈ జిల్లాలో అమలు పరచాలని మంత్రిని అభ్యర్థించారు.

విశాఖజిల్లాలో గజపతినగరం పంచాయతీ సమితి 17 వ సమితి.

అంతకు ముందు మంత్రిని పూరేగింపుతో తీసుకు వెళ్లారు. పంచాయతీ సమితిఅధ్యక్షులు శ్రీ యస్. వి. గంగరాజు మంత్రికి స్వాగతం చెప్పారు

ప్రణాళికా పథకాలను జిల్లాలో చక్కగా అమలు పరుస్తున్నందుకు జిల్లాపరిషత్ అధ్యక్షుని మంత్రి శ్రీ రంగారెడ్డి అభినందించారు.

'ఐక్యత పోవాలంటే నేనూ సిద్ధమే'

విలేఖరుల గోష్ఠిలో శ్రీ థానుపిళ్ళై ప్రకటన

ఎర్నాకులం, ఫిబ్రవరి 1:—

రాష్ట్ర మిశ్రమ మంత్రివర్గంలోని ప్రజాసోషలిస్టు పక్షాల మధ్య ఐకమత్యం ఇక కొనసాగ నవసరంలేదని కాంగ్రెసు కోరితే పరిస్థితిని అంగీకరించటానికి తాను సిద్ధంగా ఉన్నానని కేరళ ముఖ్యమంత్రి శ్రీ పట్టంథాను పిళ్లై నేడిక్కడ చెప్పారు.

రాష్ట్రంలో మిశ్రమ మంత్రివర్గం పని చేస్తున్న తీరుపై కేరళ ప్రదేశ్ కాంగ్రెసు సంఘం గత ఆదివారంనాడు వ్యక్తంచేసిన అభిప్రాయాలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీ థానుపిళ్లై ఈ విషయం చెప్పారు.

విద్యామంత్రిత్వ శాఖను ఒక కాంగ్రెసు సభ్యునికి ఇచ్చే సూచన విషయం చెపుతూ విద్యాశాఖను పునర్నిర్మించటం గురించి తానిప్పుడు ఆలోచిస్తున్నానని ఆయన చెప్పారు.

విద్యాశాఖను చూడగలశక్తి తనకు లేదని తాను అనుకోవటంలేదని శ్రీ థానుపిళ్లై చెప్పారు.

లారీడ్రైవరు చే సెక్యూరిటీబాండు

నిడుబ్రోలు, ఫిబ్రవరి 2:—

లారీడ్రైవరు షేక్‌అబ్దుల్లాను ఒక సంవత్సరంపాటు, రు 500లకు సెక్యూరిటీబాండు ఇవ్వవలసిందిగా జ్యుడిషియల్ రెండవ తరగతి మేజిస్ట్రేట్ శ్రీ కె. గోపాల్ తీర్పు చెప్పారు. క్రిందటి సంవత్సరం అక్టోబరు 11న శ్రీ జి. వి. సాంబశివరావును గాయపరచినందుకు ఈ డ్రైవరుపై పెట్టినకేసు విచారించారు. శ్రీ సాంబశివరావు ఒక పత్రికా విలేఖరి లారీ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి వెడుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

పిల్లల బొమ్మల మాసపత్రిక

మదరాసు,ఫిబ్రవరి 1 :—

మదరాసునుండి పిల్లల కథల బొమ్మలమాస పత్రికను వెలువరించడానికి చీఫ్ ప్రెసిడెన్సీమేజిస్ట్రేటు యెదుట శ్రీ జి.మునిరత్నంనాయుడు సంపాదకులు, ప్రచురణ కర్తగాను, శ్రీ వి.దామోదరం ముద్రాపకుడుగా డిక్లరేషను పొందారు.

కేరళ బిల్లులకు ప్రెసిడెంట్ ఆమోదం

ఢిల్లీ, ఫిబ్రవరి 2 :—

కేరళ వ్యవసాయ సంబంధాల బిల్లు(1957కు) కేరళ వ్యవసాయదారుల రుణవిముక్తి బిల్లుకు (1958) ఎస్టేట్ల చెల్లింపు బిల్లుకు (1957) ప్రెసిడెంట్ ఆమోదముద్ర పడినదని నేడిక్కడ అధికారరీత్యా ప్రకటించారు.

ఈ బిల్లులను కేరళ శాసనసభ ఆదిలో ఆమోదించగా, రాజ్యాంగంలోని కొన్ని సూత్రాల ననుసరించి, వీటిని రాష్ట్ర గవర్నరు రిజర్వు చేశారు. ఆ తరువాత వాటిని కేరళ శాసనసభకు తిరిగి పంపగా, ప్రెసిడెంట్ ఆదేశం ప్రకారం శాసనసభ ఈ బిల్లులను సవరించింది.

కుటికురా టాల్కం పౌడరు శరీర మంతటిని పరిమళముతో తాజాగా ఉంచును

దేహమంతా, రోజంతా తాజాదనము పొందుటకు తప్పనిసరి మెత్తనిది. మృదువైనది. సౌమ్యమైన ఔషధములు చేర్చబడినది మరియు శీతలకరమైన సువాసనగల, రోజూ కుటికురా టాల్కం పౌడరు రాసుకోండి.

కుటికురా
సౌమ్యమైన ఔషధయుక్తముగల
టాల్కం పౌడరు

పాటర్ డ్రగ్ & కెమికల్ కార్పొరేషన్ యు.ఎస్.ఎ. వారి ఒరిజినల్ ఫార్ములాకు తగినట్లు
భారతదేశములో తయారు చేసి పంపకము చేయువారు ముల్లర్ & ఫిప్స్ (ఇండియా) ప్రైవేట్ లి.
NATIONAL

మీ బట్టలకు హెచ్చు ధరలను చెల్లించవద్దు

మీరు సొమ్ము చెల్లించేముందు ముద్రించిన ధరలు చూడండి.

కొన్ని రకాలకు స్టాంపు వేసిన మిల్లుధరలు

మిల్లు పేరు.	వస్త్రాల రకం	తర్గం	ట్రేడ్ నెంబరు	కొలత అం. గ.	మిల్లుధర రూ. న.పై.
1. ది ఎడ్వర్డ్ టెక్స్‌టైల్ లి., బొంబాయి.	పి. బి. మ్రజీ వస్త్రం	కోర్సు	నెప్ట్యూన్	27	గజం 0—72
2. ది ఎల్గిన్ మిల్స్ కంపెనీ లి., కాన్పూరు	బ్లీచ్‌డ్ డ్రిల్లు	,,	203	28	,, 1—36
3. ది సెంచరీ స్పిన్నింగు అండ్ మాన్యుఫాక్చరింగు కంపెనీ లి., బొంబాయి.	కాటన్ వేస్ట్ బ్లాంకెట్	,,	1119	60"×90"	ముక్క 5—59
4. ఇండియా యునైటెడ్‌మిల్స్, బొంబాయి	మినరల్ ఖాకీ డ్రిల్లు	,,	172025 క.	28/29"	గజం 1—55
5. ది రూబీ మిల్స్ లి., బొంబాయి.	డైయిడ్ స్లబ్ వెఫ్ట్ షర్టింగు	మీడియం బి	5000	32	,, 1—82
6. ది మ్యూర్‌మిల్స్ కంపెనీ లి., కాన్పూరు.	ప్లెయిన్ బార్డర్ చీర	,,	సరిని	42½"×10	జత 8—48
7. శ్రీ మధుసూదన్ మిల్స్ లి., బొంబాయి.	డైయిడ్ డొబీ కోటింగు	,,	రియల్ డిమాండ్	26/27	గజం 1—02
8. స్వదేశీ కాటన్ మిల్స్, కాన్పూరు.	ధోవతి	,,	నయానంసార్	43"×10	జత 7—16
9. ది న్యూ గ్రేట్ ఈస్టర్న్ స్పిన్నింగు అండ్ వీవింగు కంపెనీ లి., బొంబాయి.	గ్రే డ్రిల్లు	,,	4384	29"	గజం 0—65
10. ది మొరార్జీ గోకుల్దాస్ స్పిన్నింగు అండ్ వీవింగు కంపెనీ లి., బొంబాయి.	టస్సూర్ డైయిడ్ అండ్ మెర్సరైజ్‌డ్	మీడియం ఎ.	7980	28	,, 2—01
11. శ్రీనివాస్ కాటన్ మిల్స్, బొంబాయి.	బ్లీచ్‌డ్ మెర్సరైజ్‌డ్ పాప్లిన్	,,	నవరత్న	30"	,, 1—49
12. ది ఎల్గిన్ మిల్స్ కంపెనీ లి., కాన్పూరు.	ధోవతి	,,	జవాహర్ (1544½)	44"×10/2	జత 8—67
13. ది భారత్ విజయ్ మిల్స్ లి., కలోల్.	బ్లీచ్‌డ్ కార్డ్ వెఫ్ట్ సాటిన్	,,	12971	29"	గజం 1—22
14. వెస్టర్న్ ఇండియా స్పిన్నింగు అండ్ మాన్యుఫ్యాక్చరింగు కంపెనీ లి., బొంబాయి	బ్లీచ్‌డ్ లాంగ్‌క్లాత్	,,	కామెట్ 51	32/33"	,, 1—03
15. ది న్యూ షోరాక్ స్పిన్నింగు అండ్ మాన్యుఫ్యాక్చరింగు కంపెనీ లి., నాడియద్.	పాప్లిన్ డైయిడ్ మెర్సరైజ్‌డ్ సాన్‌ఫరైజ్‌డ్	ఫైన్	సి 7111— డి. ఎం. ఎస్.	30"	,, 1—83
16. ది మొరార్జీ గోకుల్దాస్ స్పిన్నింగు అండ్ వీవింగు కంపెనీ లి., బొంబాయి.	బ్లీచ్‌డ్ లాంగ్ క్లాత్	,,	573	36"	,, 1—52
17. ది ఢిల్లీ క్లాత్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీ లి., ఢిల్లీ.	గళ్ళచొక్కాగుడ్డ బ్లీచ్‌డ్ అండ్ మెర్సరైజ్‌డ్	,,	01/4016	29/30	,, 1—49
18. ది సెంచరీ స్పిన్నింగు అండ్ మాన్యుఫ్యాక్చరింగు కంపెనీ లి., బొంబాయి.	బ్లీచ్‌డ్ మెర్సరైజ్‌డ్ మల్లు	సూపర్‌ఫైన్	రెక్స్ బ్యూటీ	47"	,, 1—52
19. ,,	బ్లీచ్‌డ్ మెర్సరైజ్‌డ్ ధోవతి	,,	పరం సక్	50"×9	జత 19—39
20. కాటన్ మకంజీ స్పిన్నింగు అండ్ వీవింగు కంపెనీ లి., బొంబాయి.	,,	,,	పాట్నా మెయిల్	52"×8	,, 13—45

షరా:— స్టాంపువేసిన ఎక్సైజు డ్యూటీ, అమ్మకంలో [illegible], మిల్లుధరలకు అదనంగా కలపబడును.

నోటు.— స్టాంపువేసిన ధరలకు బట్ట దొరకని యెడలగాని, స్టాంపువేసిన ధరలకు హెచ్చుగా అడిగినయెడలగాని, అట్టి సందర్భములు టెక్స్‌టైల్ కమీషనర్ (ఎన్‌ఫోర్సుమెంట్ బ్రాంచి, కంప్లెయింట్ సెల్), మూడవఅంతస్తు, [illegible], వివేట్ రోడ్డు, బల్లార్డ్ ఎస్టేటు, బొంబాయి—1 కి రిపోర్టు చేయవలెను.

మీరు బట్టలుకొనేటప్పుడు ఉపయోగంగా ఈ ప్రకటన కత్తిరించి దగ్గరవుంచుకోండి.
ఇతర ధరల ప్రకటన తరువాత చేయబడును.

ప్రకటించినది:
టెక్స్‌టైల్ కమీషనరు, ఇండియా గవర్నమెంటు, బొంబాయి.

DA 60/606

సమైక్యంగా పనిచేస్తే జిల్లా అభివృద్ధి సుసాధ్యం

: x :

శ్రీకాకుళం నాయకులకు ఉపముఖ్యమంత్రి సలహా

(ఆంధ్రప్రభ ప్రతినిధి) శ్రీకాకుళం, ఫిబ్రవరి 2:—

"శ్రీకాకుళంజిల్లా అభివృద్ధి జిల్లానాయకుల చేతులలో ప్రధానంగా ఉంటుంది. ఆవేశాలు, కావేషాలు కట్టిపెట్టి, సమైక్యతతో పనిచేస్తే ఈ జిల్లా అవలీలగా అభివృద్ధి చెందుతుంది" అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి సూచించారు.

మునిసిపల్ హైస్కూలు మైదానంలో మొన్న జరిగిన బహిరంగసభలో శ్రీకాకుళం మునిసిపల్ కౌన్సిల్‌వారు ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి.రంగారెడ్డికి పౌరసన్మానం జరిపారు. ఈ సభకు లోక్ సభ సభ్యులు శ్రీ బి. రాజగోపాలరావు అధ్యక్షత వహించారు.

మునిసిపల్ చైర్మన్ శ్రీ పి. ఎస్.నారాయణ మంత్రిగారికి సన్మానపత్రం సమర్పిస్తూ, మురుగు కాల్వల మరమ్మత్తు నిమిత్తం ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు మంజూరు చేయాలని, మ్యునిసిపల్ ఆఫీసుకి స్వంత భవనం కట్టుకొనే నిమిత్తం ఒకలక్ష అప్పుగా యివ్వాలని నాగావళి వరదలవల్ల దెబ్బతింటున్న హరిజనులకు వసతి సౌకర్యాలు కల్పించే టందుకుగాను సహాయం చేయాలనీ, పాలిటెక్నిక్‌ను సంవత్సరంలోనే యిచ్చట నెలకొల్పాలనీ, అందుకుగాను ప్రస్తుత కాలేజీ భవనం సరిపడగలదని అభ్యర్థించారు.

మంత్రి శ్రీ వెంకటరంగారెడ్డి సమాధాన మిస్తూ శ్రీకాకుళంజిల్లాకంటె వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణా రాయలసీమలో ఉన్నాయన్నారు.

మునిసిపల్ కాంగ్రెసుపార్టీ నాయకులు శ్రీ ఎ. వి. కె. హనుమంతరావు వందన సమర్పణ చేశారు.

మంత్రిగారు, ఆమదాలవలసలో సహకార పంచదార మిల్లును సందర్శించారు. మిల్లుచైర్మన్ శ్రీ బి. రాజగోపాలరావు, జనరల్ మేనేజరు శ్రీ ఎన్. రాజారావు గార్లు మంత్రిగారికి స్వాగతమిచ్చి, మిల్లునిర్మాణం చూపించారు.. మంత్రిగారు అడిగిన ప్రశ్నకు శ్రీ రాజగోపాలరావు సమాధానమిస్తూ మార్చి నెలలో మిల్లు చెరుకును ఆడించగలదని చెప్పారు.



ఈనెల 22 వ తేదిన పెద్దాపురంలో జరిగిన శ్రీ ముప్పన సోమరాజు అండ్ వీర్రాజు మెమోరియల్ ఆల్ యిండియా బాల్ బాడ్మింటన్ (ఫైల్స్) ఫైనల్సులో గెలుపొందిన మల్లన్నపెల్స్-పెనుగొండ టీమ్. [ఎడమనుంచి కుడికి] భావన్నారాయణ, కృష్ణ, ఎన్. వి. మల్లయ్య, జోసెఫ్, [మద్రాసు.] ఆర్. సూర్యన్నారాయణ [కెప్టెన్]

ప్రధాని నెహ్రూచే పోలీస్ క్రీడలసందర్శన

ట్రాఫిక్ కంట్రోలుపై కమిషనర్ ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 1:—

ఫిబ్రవరి 4 వ ప్రధాని నెహ్రూ హైదరాబాద్‌లో ఘోషామహల్ పోలీసు స్టేడియంలో అఖిల భారత పోలీసు క్రీడలను సందర్శించే సందర్భంలో సాయంకాలం రెండు గంటలనుంచి అయిదు గంటలవరకు దిగువ సుదహరించిన రాకపోకల ఏర్పాటు జరుగుతుందని సిటీ పోలీసు కమిషనర్ ప్రకటించారు :—

దారుల్ — సలాం నైపునుంచి వచ్చే బళ్ళను దారుల్ — సలాం "టి" జంక్షన్‌వద్ద నాంపల్లికి మళ్ళిస్తారు.

బేగం బజారునుంచివచ్చే బళ్ళను 'టాస్‌ఖానా మాస్క్'కు ఎదురుగానున్న ట్రాఫిక్ ఐలెండువద్ద టాప్‌ఖానారోడ్డు మీదుగా మళ్ళిస్తారు.

"విండ్ స్క్రీన్" ప్యాసులున్న వారంతా బర్‌దారి గేటునుండి సామాన్య ప్రజలు నూతనంగా నిర్మించిన గేటునుండి బేగంబజారు గేటునుండి ఘోషామహల్ స్టేడియంలో ప్రవేశిస్తారు.

ప్యాసులులేని కార్లను బేగంబజారు గేటు గుండా వెళ్ళనిస్తారు. పెద్ద పెద్ద కార్లు ఈ కార్యక్రమానికి బేగంబజారు గేటునుండి రావాలి. కార్లు ప్యాసులను విండ్ స్క్రీన్‌పైన కనుపించేటటుల ఉంచాలి.

ఈ ఏర్పాటులను ఫిబ్రవరి 7 వ కూడా సాయంకాలం 3—45 గంటల నుంచి 7—45 గంటలవరకు పాటిస్తారు.

గిజెంగా ప్రభుత్వానికి ఆయుధాలుచేరవేత

సమితి షరీకు ఉన్నదని మొబుటూ ఆరోపణ

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి3:—

స్టాన్లీ విల్లీలోని లుముంబా అనుకూలప్రభుత్వానికి ఆయుధాల సరఫరాలో లియోపాల్డ్‌విల్లీలోని సమితి సైనిక కార్యాలయం షరీకు ఉన్నదని మేజర్ జనరల్ మొబుటూ ఆరోపించారు.

నిన్న సమితి సామరస్య సాధక సంఘం సభ్యులతో మూడు గంటలసేపు కాంగో వ్యవహారాలపై చర్చ జరిపిన సందర్భంలో శ్రీ మొబుటూ పై ఆరోపణ చేశారు.

స్టాన్లీ విల్లీకి ఆయుధాల సరఫరాను నిరోధించడానికి, తనసేనలు సరిహద్దులను కాపాడడం లేదా అని సామరస్య సాధక సంఘ సభ్యులు ప్రశ్నించగా, డీసియా అంగోలాల సరిహద్దులనుమాత్రమే తన సేనలు కాపాడుతున్నవని, కివూ ఓరియంటల్ రాష్ట్రాల సరిహద్దులలో తన గస్తీ దళాలు లేవని, శ్రీ మొబుటూ సమాధానంచెప్పారు.

కాంగో సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తున్నానని, ప్రస్తుతం తను ప్రెసిడెంట్ కసావుబూకు తల ఒగ్గడంలోని ఉద్దేశం ఇదేననీ, శ్రీ మొబుటూ అన్నారు.

మాస్కో, ఫిబ్రవరి2:—

గినియా ఆహ్వానాన్నిపురస్కరించుకుని వచ్చే పక్షం రోజులలో ఆ దేశంలో పర్యటించడానికి సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్‌లియోనిడ్ బ్రెజనేవ్ నిర్ణయించుకున్నారు. ఘనా, లైబీరియా,టోగోలాండ్, మొరాకో, జోటియోపియా,ఐక్య అరబ్ రిపబ్లిక్‌లలో పర్యటించడానికిఆదేశాల ఆహ్వానాలను ప్రధాని కృశ్చెవ్‌కూడా అంగీకరించారు.

సమితి దళాలలోని ఘనా సైనికులమధ్య అంతఃకలహం

ఘనా సర్వసేనాని కాంగోకు వెళ్లినట్లు వార్త

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

అక్రా, ఫిబ్రవరి 2:—

మిత్రరాజ్య సమితి దళాలలోని ఘనా సైనికుల మధ్య అంతః కలహం చెలరేగిందన్న విషయంపై దర్యాప్తు జరపడానికిగాను ఘనా సర్వసేనాని జనరల్ హెన్రీ అలెగ్జాండర్ నిన్నటిదినం విమానంలో కాంగో బైల్దేరి వెళ్లారు.

లులుబర్గ్‌లోని ఘనాదళాల సైనిక శిబిరాలలో ఈ అంతఃకలహం చెలరేగినట్లు, ఆ సందర్భంలో 100 మందికిపైగా ఘనా సైనికులు అరెస్టు చేయబడినట్లు తెలుస్తున్నది. ఘనా సైనికులు తమ పై అధికారులైన బ్రిటిష్, ఘనా సైనికాధికారులపై తిరుగుబడ్డారట.

ఈ అంతఃకలహానికి కారణాలు ఏమైనదీ తెలియడంలేదు.

అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో డిటెన్షన్

విద్యార్థుల నిరసన

(మన విలేఖరి)

అనంతపురం, ఫిబ్రవరి 3:—

జరగబోయే విశ్వవిద్యాలయ పరీక్షలకు 13 మంది విద్యార్థులను పంపకూడదని నిర్ణయించినందుకు స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గురువారం కళాశాలకు హాజరు కాలేదు. హాస్టలులో విద్యార్థులు ఉపవాసం చేశారు. అందరినీ పరీక్షకు పంపాలని ప్రిన్సిపాల్‌ను కోరారు.



విజయవాడ	-	శ్రీనివాసమహల్
మచిలీపట్నం	-	సరస్వతీటాకీస్
భీమవరం	-	మారుతీటాకీస్
నెల్లూరు	-	న్యూటాకీస్
గుంటూరు	-	సరస్వతీటాకీస్
రాజమండ్రి	-	విజయటాకీస్
విజయనగరం	-	న్యూ పూర్ణాటాకీస్
కాకినాడ	-	పూర్ణాటాకీస్
ఏలూరు	-	వెంకటరమణటాకీస్
తెనాలి	-	రత్నటాకీస్
విశాఖపట్నం	-	పూర్ణాటాకీస్

మాధ్యమిక విద్యకు రు. 13.60 లక్షలు

: x :

1961-62 సంవత్సరంలో ఖర్చుకు వరంగల్ జిల్లాపరిషత్తుసంఘంచే కేటాయింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) వరంగల్లు, ఫిబ్రవరి 2:—

వరంగల్ జిల్లాపరిషత్తు ఆర్థికసంఘం మాధ్యమిక విద్యకుగాను 1961-62 సంవత్సరానికి రు 13.60 లక్షలు కేటాయించింది.

వరంగల్లు జిల్లా పరిషత్తు ఆర్థిక సంఘ సమావేశం జనవరి 31 వ జిల్లా పరిషత్ కార్యాలయం (హన్మకొండ) లో జిల్లా కలెక్టరు శ్రీ మొహసిన్‌బిన్ షబ్బీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 1961—62 సంవత్సరం ఆదాయ — వ్యయ బడ్జట్టు మంజూరు చేయబడింది. ఈసంవత్సరమునకు గాను ముప్ఫై నాలుగు లక్షల రూపాయలను వివిధ కార్యక్రమాలక్రింద ఖర్చుచేయుటకు కూడా నిర్ణయం జరిగింది.

1961—62 సంవత్సరములో రహదారుల పెంపుదల కొరకు రు. 2.05 లక్షలు కూడా కేటాయించింది. మరొక 4.19 లక్షల మొత్తాన్ని ప్రజారోగ్యం, ప్రివెంటివ్ మెడిసిన్, మరి మురికిపేటల నిర్మూలనకు గాను ఖర్చుపెట్టుటకు నిర్ణయిస్తూ తీర్మానించింది.

ఇంకా ఈ ఆర్థిక సంఘం 1961—62 సంవత్సరం ఏప్రిల్, అక్టోబరు మాసాలలో కమలాపూర్, వెక్కొండ సామాజిక కేంద్రాలను పంచాయితీ సమితులుగా రూపొందించుటకు రు. 36.8 వేలను మంజూరు చేసింది.

వరంగల్లు జిల్లా పరిషత్తు కార్యాలయ భవన నిర్మాణమునకు గాను మరొక రు. 2.8 లక్షల రూపాయలు కేటాయించబడినవి.

జిల్లాపరిషత్ అభివృద్ధి, ప్రణాళికాసంఘ సమావేశం, జనవరి 30 వ తేదీన జరిగింది. ఈ సమావేశములో వర్తమాన సంవత్సరములో నర్సంపేట తాలూకాలో గల గూడూరు గ్రామంనుండి తీగలవేణి గ్రామము వరకు రోడ్డు నిర్మించుటకు గాను యాభై వేల రూపాయలుమంజూరు చేశారు.

ములుగు తాలూకా బందాలపల్లి గ్రామములో పదిహేను హరిజన గృహముల నిర్మాణమునకు గాను రు. 4800 లు మంజూరు చేశారు.

1961—62 సంవత్సరములలో వరంగల్లు జిల్లాలో న్యూట్రిషన్ పథకమును బహుళ ప్రచారము చేయుటకు నిర్ణయించారు. అందుకుగాను మహబూబాబాద్ సమితి ప్రాంతములో ముందుగా కార్యక్రమం ప్రారంభించుటకు నిర్ణయం చేయబడింది.

మంత్రిపదవులు

ముఖ్యమంత్రి వివరణ

కాళహస్తి, జనవరి 29 :—

"నేను మంత్రి కావాలనికానీ, ముఖ్యమంత్రి కావాలనిగానీ, ఎవ్వరినీ కోరలేదు. ఈ భూమండలాన్ని ఎందరో పాలించారు. కానీ ప్రజల శ్రేయస్సుకై పాటుపడినవారికి ఎప్పుడు స్మరించుకుంటూ వుంటాము. మంత్రి పదవులు శాశ్వతం కావు. మనకు తెలియకుండానే పూడిపోతవి. ఈ స్వల్పకాలంలో శాశ్వతమయిన కొన్ని మంచిపనులు చేయాలని నా సంకల్పం." అని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య ఇటీవల బహిరంగసభలో అన్నారు.

అల్జీరియా పోరాటం

అబ్బాస్ ప్రకటన

కొలంబో, ఫిబ్రవరి 2:—

సంపూర్ణ స్వాతంత్ర్య సాధనవరకు అల్జీరియా ప్రజలు పోరాటాన్ని కొనసాగించడానికే కృతనిశ్చయులై ఉన్నారని అల్జీరియా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాని ఫెర్హాట్ అబ్బాస్ నేడిక్కడ ప్రకటించారు. ఫ్రెంచి పాలకుల దౌర్జన్య చర్యల ఫలితంగానే అల్జీరియా ప్రజలు సాయుధ పోరాటానికి విధిలేక దిగవలసి వచ్చిందని ఆయన అన్నారు.

పత్రికావిలేఖరులతో ప్రసంగిస్తూ అల్జీరియా జాతీయవాదులతో ప్రత్యక్ష సంభాషణలకు ఫ్రాన్సు అంగీకరించే వరకు యుద్ధం ఆగిపోదని ఆయన అన్నారు. అల్జీరియాలో మొత్తం ఎనిమిదిలక్షల ఫ్రెంచి సైనికులు ఉన్నారని, శ్రీ అబ్బాస్ వెల్లడిచేశారు.

గతరాత్రి కొలంబోలో ఏర్పాటు చేయబడిన బహిరంగసభలో శ్రీ అబ్బాస్ ప్రసంగించారు. ఈ సభలో అన్ని రాజకీయపక్షాల నాయకులు పాల్గొన్నారు.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 3:—

కాటాస్సీల్ ఆర్డినరీ—	రు. 144.50
ఇండియన్ ఐరన్—	రు. 24.32
వెండి (పాల్స)—	రు. 206.75
బంగారం (పాల్స)	రు. 120.15
ప్రత్తి జరిల్లా (ఏప్రిల్)	561.75
వేరుసెనగ (ఫిబ్రవరి)	217.25
ఆముదాలు (మే)	169.87

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 3:—

వేరుశనగపప్పు 240.86కిలోగ్రాములు కాండి	
కొరమాండల్	76.50 నుండి 77.00
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాస. గిడ్డంగివద్ద చిల్లరగారెడి	451.00
తిరువత్తూరు ఆముదాలు	360.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్లీన్ ఎం. ఎస్.	47.50
రాజా ఆరోస్	46.00
వేరుశనగకేకు	26.50

మద్రాసు బులియన్ మార్కెట్

సవరన్ (చిల్లర ధర) 8 గ్రాముల	94.50
ఎస్.ఎం.బంగారంరెడి 10 గ్రాములు	123.65
మూసాబంగారంరెడి 10 గ్రాములు	120.50
బార్‌సిల్వర్ రెడి (కె. జి.)	210.50
చిల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 3:—

74 కి. గ్రాములు

అక్కుళ్ళు ధాన్యం	రు. 24—25
డి. బి. సన్నాలు ,,	25—50
3 మణుగులబస్తా అక్కుళ్ళు బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కునుము ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి. గ్రా. బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
వల్ల పెసలు నీలాలు	47—00
మినుములు	52—50
మినుములు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్న మణుగుల బస్తా	47—0

విజయవాడ బులియన్ మార్కెట్

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—00
సావరిన్	95—00
వెండి 100 తు.	241—50
వెండి 1 తు.	2—44

రెడీ-మేడ్-దుస్తులు

భారత్ (ట్రేడ్‌మార్కు)

బుష్‌షర్టు, ఫ్రాకులు, హాఫ్ అండ్ ఫుల్ పాంట్సు, బ్లౌసులు, షర్టులు, పిల్లల దుస్తులు, నంచులు, టోపీలు, పెటికోట్లు.

తయారు చేసినవారు: వడిలాల్ రతీలాల్ మెహతా, 308, నర్సినాథవీధి, 3 వ అంతస్తు, జైన్ అలయంవద్ద, Phone C/o. 28030. బొంబాయి—9. Grams :WONDERFUL.

బ్రాంచి: ఆర్. వడిలాల్ అండ్ కంపెనీ. 102, చక్లా వీధి, బొంబాయి—3.

మరణము

శ్రీ శ్రీనివాసన్ పార్థసారధి, "హిందు"ప్రచురణకర్త కస్తూరి సన్సు లిమిటెడ్, డైరెక్టరు, మదరాసు-2. నేడు ఉదయము 10 గంటలకు స్వర్గస్థులైరని ప్రకటింప చింతిల్లుచున్నాము. వారి గౌరవ సూచకముగ "హిందు", నేషనల్ ప్రెస్ ఆఫీసులు 3 వ తేదీ మూయబడినవి. 4 వ తేదీ "హిందు" వెలువడదు.

ఫిబ్రవరి 3, 1961 — జనరల్ మేనేజరు, హిందు

తణుకులో ఆటలపోటీలు

తణుకు, ఫిబ్రవరి 1 :—

జాతీయ క్రీడా వార సందర్భములో ఆంధ్ర అమెచ్యూర్స్ అసోసియేషన్ అధ్వర్యమున జిల్లా పరిషత్ మల్టీపర్పసు స్కూలు ఆవరణలో బాస్కెట్‌బాల్ పోటీలు జరిగినవి. సాధనాల సత్యనారాయణ టీము విన్నర్సుగాను, గుబ్బల అప్పారావు టీము రన్నర్సుగాను వచ్చినవి.

• • •

తణుకు క్రికెట్ అసోసియేషను అధ్వర్యమున తణుకు జిల్లాపరిషత్ స్కూలు ఆవరణలో తణుకు క్రికెట్ అసోసియేషనుకు—భీమవరం క్రికెట్ క్లబ్‌కు మధ్య మ్యాచి జరిగినది. భీమవరం క్లబ్‌వారు 3 పరుగులు హెచ్చుతో మొదటి యిన్నింగ్సుతో గెలుపొందిరి. స్కోరు: తణుకు ఆర్. శ్యామసుందర్ 13 సి. వి. కృష్ణారావు 15. సత్యనారాయణ 6 వికెట్లు నష్టమునకు 24 పరుగులు.

• • •

తణుకు యువజన సంఘ అధ్వర్యమున సంక్రాంతి ఆటల పోటీల సందర్భములో చెడుగుడు పోటీలు జరిగినవి. మొత్తం 11 సీనియర్ టీములు 8 జూనియర్ టీములు పాల్గొనినవి. పాలిటెక్నిక్ కాలేజీ టీము విన్నర్సుగాను, ఫ్రెండ్ యూనియన్ క్లబ్ రన్నర్సుగాను వచ్చిరి. బహిరంగ సభలో చెరకువాడ నరసింహం పంతులు సంపర శేషగిరిరావు, తిరుమలశెట్టి సూర్యారావు గార్లు ప్రసంగించిరి.

స్పాక్ రాజీనామాకు ఆమోదం

పారిస్, ఫిబ్రవరి 1:—

ఉత్తర అట్లాంటిక్ కూటమి కార్యదర్శి పదవికి పాల్‌హెన్రీ స్పాక్ అందజేసిన రాజీనామా పత్రాన్ని ఆమోదించినట్లు నేడు ప్రకటించారు. హెన్రీస్పాక్ బెల్జియమ్ దేశస్థుడు.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.

Regd. No. A4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

మీ అందం, ఆనందం ఇనుమడింపచేయు
అన్ని రకములయిన వస్త్రములకు
మాజేటి రామమోహనరావు,
వస్త్ర వ్యాపారులు, మెయిన్ బజారు,
ఫోన్: 322. విజయవాడ-1.

ఉదయం
THE LARGEST CIRCULATED TELUGU DAILY
ఆంధ్రప్రభ
ఎడిటర్: నీలంరాజు వెంకటశేషయ్య 808449
ANDHRA PRABHA, VIJAYAWADA.

రోదసిలో 19 అమెరికన్ ఉపగ్రహాలు

వాషింగ్టన్, ఫిబ్రవరి 3:— రెండుసార్లు ఉపగ్రహాన్ని జయప్రదంగా ప్రయోగించటంతో ప్రస్తుతం రోదసిలో తిరుగుతున్న అమెరికన్ ఉపగ్రహం సంఖ్య 19 అయింది. వీటిలో 17 భూగోళంచుట్టూ తిరుగుతున్నవి. రెండు సూర్యగోళంచుట్టూ తిరుగుతున్నవి. మంగళవారంనాడు కాలిఫోర్నియాలో ప్రయోగించిన ఈ సామస్‌తో కలిసి 10 అమెరికన్ ఉపగ్రహాలు ఇప్పటికీ భూతల కేంద్రాలకు అంతరిక్షంనుంచి సమాచారం పంపుతున్నవి. అంతరిక్ష యుగం ప్రారంభమైన ఈ మూడున్నర సంవత్సరాలలో అమెరికా ఇంతవరకు 34 ఉపగ్రహాలను ప్రదక్షిణ మార్గంలోకి పంపింది, ఒకదానిని చంద్రమండలానికి పంపింది.

సంపుటి: 26 సంచిక: 34 ★ విజయవాడ 5-2-1961 ఆదివారం ★ 10 పేజీలు వెల: 13 నయాపైసలు

నెహ్రూ సూచనలకు రాష్ట్ర కాంగ్రెసులోని అన్ని వర్గాలవారి సంతృప్తి

ప్రధాని వాస్తవిక వైఖరి ఫలితంగా ప్రతిష్టంభన తొలగిందని రాజకీయవర్గాల భావన

శ్రీ బ్రహ్మానందరెడ్డితో ముఖ్యమంత్రి ముఖాముఖి చర్చలు జరపగల అవకాశం

(ఆంధ్రప్రభ విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 4:— ఆంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులకు ప్రధాని నెహ్రూ యిచ్చిన సలహాపట్ల రాజకీయవర్గాలవారు పూర్తిగా సంతృప్తి చెందారు.

లెజిస్లేచర్‌పార్టీ సమావేశం జరపాలని రిక్విజిషన్ నోటీసు ఇచ్చిన 148 మంది శాసనసభ్యులు, తమ వైఖరిని ప్రధాని నెహ్రూ బలపర్చారని, ఇక లెజిస్లేచర్‌పార్టీ సమావేశాన్ని ఏర్పాటుచేసి కొత్తకార్యవర్గాన్ని ఎన్నుకొనడం ఒక్కటే మిగిలి ఉన్నదని ప్రకటిస్తున్నారు.

యూనిటీఫ్రంట్ కార్యకలాపాలను శ్రీ నెహ్రూ ఖండించారని, మంత్రివర్గపక్షంవారు ఆ మాటల్ని ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా యూనిటీఫ్రంట్‌వారు సాగించిన సంతకాల ఉద్యమాన్ని శ్రీ నెహ్రూ ఖండించడం ఓ దిక్కుపరిస్థితిని చాటవరకు వచ్చార్పినదని పరిశీలకులు భావిస్తున్నారు.

పార్టీ ఐక్యమత్యతకే అధిక ప్రాధాన్యమిచ్చి ప్రధాని నెహ్రూ అవలంబించిన వాస్తవికవైఖరి ఆశాజనకంగా ఉంది. క్రమక్రమంగా కలుషితమైపోతున్న ఆంధ్రకాంగ్రెసు రాజకీయాలు ఒకదారిన పడడానికి ప్రధాని నెహ్రూ వైఖరి తోడ్పడుతుంది.

భవిష్యత్తులో అనుసరించవలసిన విధానంపై శ్రీ బ్రహ్మానందరెడ్డితో ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య చర్చించగలరని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రధాని నెహ్రూరాకతో ఆంధ్ర కాంగ్రెసు రంగంలో ప్రతిష్టంభన వైదొలగిపోయింది. రాష్ట్రనాయకులకు తనకు తోచిన సలహాను ప్రధాని నెహ్రూ యిచ్చారు. మంత్రివర్గపక్షంతో ముఖ్యమైనవారి ప్రవర్తనను ఖండించారు. కాని ఒక ప్రశ్న మిగిలి ఉంది: ప్రధాని నెహ్రూ సలహాను ఎంతవరకు అమలు జరుపుతారు?— రాజకీయవర్గాలలో ఇదే ప్రశ్న వినపడుతూ ఉంది.

నెహ్రూకు గవర్నర్ సచార్ విందు

హైదరాబాద్, ఫిబ్రవరి 4:— ప్రధాని నెహ్రూ గౌరవార్థం గవర్నర్ భీమసేన్ సచార్ నేటి సాయంకాలం విందు ఏర్పాటు చేశారు. సుమారు వేయిమంది రాజభవన్‌లో జరిగిన ఈ విందుకు హాజరయ్యారు. విందుకు హాజరయినవారితో కలసి మెలసి శ్రీ నెహ్రూ తిరిగారు.

[8వ కాలం తరువాయి]

దూరంగా ఇండియా ఉండడం సాధ్యంకాదని, ఇతరదేశాల సమస్యలలో ఆసక్తిని ప్రదర్శించాలని సూచించారు.

దారిద్ర్యాన్ని, అజ్ఞానాన్ని రూపుమాపడానికి పంచవర్ష ప్రణాళికలు సాధనాలని శ్రీ నెహ్రూ సూచించారు. పంచవర్ష ప్రణాళిక పేరుతో అమెరికా, రష్యా దేశాలను గుడ్డిగా అనుకరించడం జరుగదని స్పష్టంచేశారు.

విజ్ఞానశాస్త్రరంగంలో భారతదేశం పురోగమిస్తున్నదని, ముఖ్యంగా అణువిజ్ఞాన రంగంలో ప్రపంచంలో ఆరేడు ముఖ్యదేశాలలో ఇండియా ఒకటి అని వివరించారు. అటంబాంబులను ఇండియా తయారుచేయగలస్థితిలో కలదని, అయినప్పటికీ వెనుక నిర్ణయించుకొన్న విధానాన్ని అనుసరించి తయారుచేయదని పేర్కొన్నారు.

భారతదేశం పారిశ్రామికంగా పురోగమించడానికి ఇంజనీర్ల అవసరం ఎంతైనా కలదని, ప్రస్తుతం ఒక లక్షమంది ఇంజనీర్లు చాలరని శ్రీ నెహ్రూ అన్నారు. దేశం పురోభివృద్ధిచెందాలంటే విద్యుచ్ఛక్తి, సాంకేతిక నిపుణులు, ఇనుము, ఉక్కు అవసరమన్నారు.

భారీపరిశ్రమల ఆవశ్యకత

భారీపరిశ్రమలకు అధిక ప్రాధాన్యతను యివ్వడంద్వారా దేశం సిరిసంపదలకు ప్రాతిపదిక ఏర్పరచడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇనుము, ఉక్కువంటి భారీపరిశ్రమలను స్థాపించేటప్పుడు లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొనడం జరగదని స్పష్టంచేశారు.

జనాభాలో 80 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడివున్నారని, అందుచేత వ్యవసాయాభివృద్ధి దేశానికి ఎంతైనా అవసరమన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధితోపాటు పరిశ్రమల అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు.

భూమినుండి, ఫ్యాక్టరీల నుండి ప్రధానంగా దేశ సంపద ఉత్పత్తి అవుతున్నదని, అందుచేత అన్ని రంగాలలో అధికోత్పత్తి అవసరమన్నారు. దేశంలో ఎన్నిఆహారధాన్యాలున్నప్పటికీ ఉత్పత్తి హెచ్చినదని, కాని జనాభా పెరిగినందున ఆహారోత్పత్తి తక్కువగా ఉన్నదని, అందుచేత ఉత్పత్తి ఎక్కువచేయాలని సూచించారు.

6.5 టన్నుల ఉపగ్రహం

రష్యాచే ప్రయోగం

మాస్కో, ఫిబ్రవరి 4:— ఆరున్నర టన్నుల బరువుగల బ్రహ్మాండమైన ఉపగ్రహాన్ని సోవియెట్ రష్యా నేడు ప్రయోగించిందని టాస్ వార్తాసంస్థ ప్రకటించింది. ఇంతవరకు రష్యా ప్రయోగించిన ఉపగ్రహాలన్నింటిలోను ఇది బరువైనది. ఉపగ్రహంలో ఏవైనా ప్రాణులున్నవీ లేనిదీ టాస్ వెల్లడిచేయలేదు.

పెకింగ్, ఫిబ్రవరి 4:— లావోస్‌లో కీలక ప్రాంతమయిన 'జార్స్' మైదానాన్ని ఫ్రీయంగ్ ఖువాంగ్ రాజసైన్ని శత్రుసేనల వశం కాకుండా రక్షించవలసిందిగా కెప్టెన్ కాంగ్‌లీ, కర్నల్ ఫూన్ సిపసీత్‌లో లావోస్ సైన్యదళాలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ విముక్తికై ఈ పోరాటాన్ని కొనసాగించవలసిందిగా వారు శ్రమ విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

ఇటలీ ఆర్థిక ప్రతినిధివర్గం

ప్రభుత్వోద్యోగులతో సంభాషణలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:— రెండురోజుల క్రిందట ఢిల్లీకి వచ్చిన ఇటలీ ఆర్థిక ప్రతినిధివర్గం సభ్యులు కేంద్ర ప్రభుత్వోద్యోగులతో నేడు తొలిసారిగా సమావేశమై సంప్రతింపులు సాగించారు. ఇటలీ భారత దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత దృఢతరం చేయడానికిగల అవకాశాలను వీరు పరిశీలించారు.

సోమవారంనాడు కూడా తిరిగి ఈ సంభాషణలు జరుగుతాయి. ఆరోజు వాణిజ్య పరిశ్రమలమంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రిని కలుసుకొంటారు.

పి.సి.సి. నాయకులతో నెహ్రూ చర్చలు

బేగంపేట విమానాశ్రయంలో భారత ప్రధానికి ఘనస్వాగతం

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 4:— భారత ప్రధాని శ్రీ నెహ్రూ నేటి మధ్యాహ్నం సరిగా 12-5 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగగానే ఆంధ్రప్రదేశ్ గవర్నర్, మంత్రులు, ఇతరప్రముఖులు వేలాది ప్రజలు జయ జయ ధ్వానాలతో ఆయనకు ఘనమైన స్వాగతమిచ్చారు.

శ్రీ నెహ్రూను తీసికొనివచ్చిన భారత విమానదళానికి చెందిన డకోటా విమానం విమానాశ్రయంలో దిగగానే గవర్నర్ శ్రీ భీమ్‌సేన్ సచార్ ప్రప్రథమంగా శ్రీ నెహ్రూకు స్వాగతమిచ్చి ఆతర్వాత ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యను, అక్కడున్న ఇతరప్రముఖులను పరిచయంచేశారు. ఆతర్వాత కొద్దిగజాల దూరంలో నిలిచివున్న నిజాం నవాబు శ్రీ నెహ్రూను కలిసికొనగా ప్రధానమంత్రి ఆయనతో కరచాలనంచేసి "ఈ ఎండలో ఎంతసేపటినుంచి నిలబడి ఉన్నారు" అని అడిగారు. నిజాం నవాబు దానికి సమాధానంగా "మీ రెలా ఉన్నారు" అని కుశల ప్రశ్నలు అడిగారు.

విమానాశ్రయంలో శ్రీ నెహ్రూకు స్వాగతమిచ్చిన వారిలో మంత్రులందరు ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు, కార్యదర్శులు, కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఎం. హనుమంతరావు, స్పీకర్ శ్రీ కాశేశ్వరరావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పి. చంద్రారెడ్డి, ఇతర న్యాయమూర్తులు, హైదరాబాద్ మేయర్ శ్రీ వేద ప్రకాశ్ దుసాజ్, మైసూరు మంత్రి శ్రీ ఎస్. రాచయ్య, కేంద్ర ఉపమంత్రి శ్రీ బి. ఎస్. మూర్తి, పలువురు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడ విమానాశ్రయంలో శ్రీ నెహ్రూకు స్వాగత మిచ్చారు.

చాలమందిమంత్రులు, అఖిలభారత షెడ్యూల్డ్ కులాల శాసన సభ్యుల సమావేశ ప్రతినిధులు, ఇంకా పలువురు శ్రీ నెహ్రూను పుష్పమాలాలంకృతుని గావించారు. శ్రీ నెహ్రూ స్త్రీలు నిలబడివున్న చోటుకు వెళ్ళి అక్కడ 6 నిమిషాలసేపు ఆ దండలన్నీ స్త్రీలకు, పిల్లలకు పంచిపెట్టారు. ఆయన సాంఘిక సంక్షేమ మంత్రిణి శ్రీమతి మసూమాబేగం మనుమరాలివద్ద ఉన్నారు.

ఆతర్వాత ప్రధానమంత్రి గవర్నర్ శ్రీ సచార్ కలిసి టాపులేని కారులో వాసల్‌నగర్ వెళ్లారు. వారివెంట మరొక కారులో ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. పి. పాయ్ కలిసి వెళ్లారు.

వాసల్‌నగర్ హైదరాబాద్‌కు 7 మైళ్ళ దూరంలో ఉన్నది. హైదరాబాద్ పిల్లల సహాయసంఘం వాసల్‌నగర్‌లో ఏర్పాటు చేసిన అనాధశరణాలయాన్ని శ్రీ నెహ్రూ ప్రారంభించారు.

ముఖ్యమంత్రితో శ్రీ నెహ్రూ చర్చ

ప్రధాని శ్రీ నెహ్రూ నేడు ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యతోను, ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డితోను కాంగ్రెస్ శాసనసభ్యులమధ్య ఏర్పడిన విభేదాలను గురించి కాంగ్రెసు సంస్థకు సంబంధించిన విషయాలను గురించి చర్చించారు.

ప్రభుత్వంపై ఆరోపణలు వివరిస్తూ కొందరు శాసనసభ సభ్యులు ప్రధాని శ్రీ నెహ్రూకు ఒక లేఖ వ్రాసారు. అలాగే ముఖ్యమంత్రి తిరుగుబాటుదారులలో కొందరిపై కొన్ని ముఖ్యమంత్రి ఆరోపణలను చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యతోను, ఆర్థికమంత్రితోను ప్రధాని శ్రీ నెహ్రూ సాగించిన చర్చల సరళి తెల్లియలేదు. అయితే, ప్రధాని శ్రీ నెహ్రూ సలహాకు కట్టుబడి వుండడానికి తాము యిష్టపడుతున్నామని వారు అన్నారు.

రేపు ప్రధాని శ్రీ నెహ్రూను శాసనమండలిలో సభ్యత్వం కల మహిళల ప్రతినిధులు కలుసుకున్నప్పుడు డిప్యూటీ స్పీకరు శ్రీమతి సదాలక్ష్మిని మంత్రివర్గాన్ని సమర్థించే యిద్దరు శాసనసభ్యులు అవమానించడాన్ని గురించి ఫిర్యాదు చేస్తారు. ఈ యిద్దరు సభ్యులు శ్రీమతి సదాలక్ష్మిపై కొన్ని ఆరోపణలు చేశారు.

ఈ సంగతిఅఖిలఇండియా కాంగ్రెసుకమిటీకి 1960 డిసెంబరు మొదటి తేదీని యిక్కడకు వచ్చిన శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రికి కూడా తెలియచేయబడింది.

శ్రీ జగ్జీవన్‌రామ్ హైదరాబాదుకు ఆగమనం

కేంద్ర రైల్వేమంత్రి శ్రీ జగ్జీవన్‌రామ్ నేడు ఇక్కడకు ప్రధాని నెహ్రూతోపాటు వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, కేంద్ర ఉపమంత్రి శ్రీ బి.ఎస్. మూర్తి, హరిజనశాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఘనంగా స్వాగతమిచ్చారు. పూలమాలలు వేశారు.



ఫిబ్రవరి మొదటితేదీని సంగీత నాటక అకాడమీ నిర్వహించిన జానపదనృత్యంపోటీలో ప్రథమ బహుమతి పొందిన బీహార్ బృందానికి ప్రధాని శ్రీ నెహ్రూ 'ట్రాఫి' బహూకరిస్తున్నప్పటి చిత్రం

ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిష్కార కృషి

ముఖ్యమంత్రి, శ్రీ అల్లూరి, శ్రీ బ్రహ్మానందరెడ్డి కలిసి చర్చించాలని ప్రధాని నెహ్రూ సూచన

లెజిస్లేచర్ కాంగ్రెస్‌పార్టీ కార్యవర్గం ఎన్నిక నెలరోజుల లోపల జరగాలని ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 4:— ప్రధాని నెహ్రూ, నేడిచ్చట కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ఒక నెలలోపల కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీని సమావేశపరచి, కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రభృతులు కలిసి సంప్రదించుకొని కాంగ్రెస్‌ను ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమార్గాన్ని రూపొందించుకోవాలని, తమ తమ తగవులకు, భేదాభిప్రాయాలకు స్వస్తిచెప్పాలని శ్రీ నెహ్రూ హితవు చెప్పారు.

ప్రధాని నెహ్రూ, నేటిరాత్రి జూబిలీహాలులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్‌సంస్థ చరిత్రను, సంస్థ కావించే కార్యకలాపాలను సమీక్షించారు. సంస్థకు, శాసనసభాశాఖమగల పోలికను తారతమ్యాలను సరిపోల్చి చెబుతూ ప్రజాస్వామ్యంలో ఈ రెండూ అత్యంత సన్నిహితంగా పనిచేయవలసిన అవశ్యకత ఎంతైనా కలదని వక్కాణించారు.

కాంగ్రెస్ యూనిటీఫ్రంటును గురించి, ప్రధాని నెహ్రూ ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్రంటు అంటూ వేరే ఇంకొకటి వున్నందుకు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ "అసలు యూనిటీఫ్రంటు అంటే ఏమిటి ?" అని ప్రశ్నించారు.

"యూనిటీఫ్రంటు అంటే, అది ఐకమ...

[మిగతా 3 వ పేజీలో]

'సక్రమ మార్గాలలో ప్రజల సహకార కృషి'

దేశ పురోభివృద్ధికి అత్యంత అవసరమని ప్రధాని నెహ్రూ అభిభాషణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, ఫిబ్రవరి 4:— పరస్పర సహకారపూర్వకమైన తమ కృషిని అపమార్గాలలో కాక సక్రమమార్గాలలో వినియోగించడంపైనే దేశపురోభివృద్ధి ఆధారపడి ఉందని ప్రధాని నెహ్రూ నేడిక్కడ ప్రకటించారు.

నిజాం కాలేజీ ఆవరణలో నేటిసాయంత్రం ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన బహిరంగసభలో ప్రసంగిస్తూ, వ్యావసాయిక, పారిశ్రామిక, ఆర్థిక రంగాలలో ఆధునికశాస్త్రపద్ధతులను అనుసరించడంపైన కూడా దేశాభివృద్ధి ఆధారపడిందని స్పష్టం చేశారు.

భారతదేశంలోని 40 కోట్ల జనాభాలో ప్రతి స్త్రీ, పురుషుడు, అందరూకూడా ప్రధాన సమస్య అనేది గుర్తుంచుకోవాలని అన్నారు. కాని దురదృష్టవశాత్తు దేశంలో ఎవరికివారే భావించడం జరుగుతున్నది. కాని, మొత్తం ప్రజలలో ఒకభాగంగా భావించడం లేదన్నారు.

అన్నిరంగాలలోను ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి దేశం అవిరళకృషి చేస్తున్నదని, ఈ తీవ్రపోరాటంలో కొంతవరకు పురోగమనం జరిగిందనిచెపుతూ శ్రీ నెహ్రూ ఇలా అన్నారు:

"ఈ పురోగమనయాత్రలో అక్కడక్కడ కుంటుపడడం జరుగుతున్నమాట నిజమే. ఇతరుల దృష్టిలో మన తెలివితక్కువతనం అప్పుడప్పుడు ప్రదర్శితం అవుతున్నమాట నిజమే. ఏమయినప్పటికీ వ్యావసాయిక, పారిశ్రామిక, విద్యా రంగాలలో సక్రమమార్గాలలో పురోగమిస్తున్నాము. అందుచేతనే మన ప్రజలకు ఎంతో ఆత్మవిశ్వాసం కలుగుతున్నది."

ప్రజలు అధికసంఖ్యలో కాకుండా దేశంలో తక్కువగా ఉండాలని తాను ఆశిస్తున్నానని, అలా అని పిల్లలు ఉండరాదని తాను చెప్పడంలేదని శ్రీ నెహ్రూ అన్నారు. దేశమంతటా కుటుంబ నియంత్రణ పథకాన్ని అమలుజరపాలని విజ్ఞప్తి చేశారు.

వర్ణ వ్యవస్థ

దేశంలో వర్ణవ్యవస్థ క్రమంగా వైదొలగిపోవుచున్నదని, అయినప్పటికీ ప్రతి వ్యక్తి తన కులం వారిని సమర్థించడం అలవాటయిపోయిందని శ్రీ నెహ్రూ అన్నారు. దేశంలో ఎక్కడచూచినా వినుకుడిన పరిస్థితి ఉన్నదని, ఆధునిక ప్రపంచంలో దీనికి స్థానం లేదని స్పష్టంచేశారు.

ప్రజలలో క్రమశిక్షణ లోపించిందని, తమకు వ్యతిరేకంగావున్న నిర్ణయాలను క్రమశిక్షణతో పాటించాల్సే స్వభావంలేదని శ్రీ నెహ్రూ విచారాన్ని ప్రకటించారు. ప్రజాస్వామిక వ్యవస్థలో తమకు నచ్చని నిర్ణయాలను, విధానాలను ఆతరువాత ప్రజలు మార్పుకోడానికి వ్యవధి ఉండగలదని, కాగా ముందుగా క్రమశిక్షణతో పాటిని ఆమోదించడం అవసరమని సూచించారు.

విచ్ఛిన్నకర ధోరణులు

దేశంలో విచ్ఛిన్నకరశక్తులు ఇప్పుడు కూడా తలయెత్తుతున్నవని, ప్రజలు చిల్లరతగాదాలలో పాల్గొంటున్నారని శ్రీ నెహ్రూ అన్నారు. పదవీకాంక్ష పెరిగిపోయిందని, మతంపేరుతో రాజకీయాలు కొనసాగుతున్నవని ఆరోపించారు.

అన్నిభాషలు సమానమైనవేనని, ఇందులో తరతమ భేదాలు లేవని చెపుతూ, భాషాదురభిమానం, ప్రాంతీయ దురభిమానాలు, మతతత్వం ఇవే ప్రమాదకరమైన ధోరణులని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం, సోషలిస్టు సిద్ధాంతాలను గురించి ప్రజలు మాట్లాడడం అలవాటయిందని, ఈ ఉన్నతాదర్శంకోసం అందరు కృషిచెయ్యాన్నారని శ్రీ నెహ్రూ అన్నారు.

ప్రపంచమంతటా జరుగుతున్న సంఘటనలకు

(మిగతా 1 వ కాలంలో)

పెషావర్‌కు బ్రిటిష్ రాణి పయనం

కరాచి, ఫిబ్రవరి 4:— బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఆమె భర్త ఎడింబరో డ్యూక్ నేటి మధ్యాహ్నం విమానంలో ఇక్కడనుంచి పెషావర్‌కు బయలుదేరి వెళ్ళారు.

విమానాశ్రయంలో ఎలిజబెత్‌రాణికి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్, విదేశాల రాయబారులు, కామన్‌వెల్త్ హైకమిషనర్లు వీడ్కోలిచ్చారు.

చలనచిత్రాలపై కెన్నెడీ ఆసక్తి

వాషింగ్టన్, ఫిబ్రవరి 4:— అమెరికా ప్రెసిడెంటు కెన్నెడీ, నిన్నరాత్రి, నడిచివచ్చుడులేకుండా, లైట్‌హౌస్ నుంచి సినిమా చూడడానికి బయలుదేరివెళ్లారు. ఆయన సాధారణ పౌరునివలె థియేటరుకు వెళ్లారు. కాని టిక్కెట్టు మాత్రం కొనుక్కోలేదు.

ప్రజలకుపోలీసులకుమధ్య సన్నిహిత సంబంధాలు

అఖిలభారత పోలీసు వ్యాయామ పోటీలను ప్రారంభిస్తూ ప్రధాని నెహ్రూ ఉద్బోధ

(ఆంధ్రప్రభ విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 4:— గత నాలుగురోజులుగా ఇక్కడ జరుగుతున్న 11వ అఖిలభారత పోలీసు క్రీడోత్సవాల సందర్భంగా వ్యాయామ క్రీడల పోటీలకు ప్రధాని నెహ్రూ నేడు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంలో ప్రసంగిస్తూ ప్రజలలో సత్సంబంధాలను నెలకొల్పడంద్వారా వారి విశ్వాసాన్ని పోలీసులు చూరగొనాలని శ్రీ నెహ్రూ సలహా యిచ్చారు.

ఇండియాలోను, ఇతర దేశాలలోను పోలీసుల బాధ్యతలు గురుతరమైనవని, ప్రజలతో వారు సన్నిహితంగా ఉండవలసిన అవసరమెంతైనా కలదన్నారు. ఇతరప్రజలతోపాటు పోలీసులు దేశసేవలో పాల్గొనాలని శ్రీ నెహ్రూ స్పష్టంచేశారు. ప్రధానికాని, పోలీసుకాని మొదట దేశభక్తి కలిగివుండాలని, ఆతరువాత ప్రజలను సేవించాలని విజ్ఞప్తి చేశారు.

భారత ప్రజలలో శారీరక దార్ఢ్యం తక్కువగా ఉన్నదని పేర్కొంటూ, ఇటీవల ప్రజలలో ఆటలపట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని శ్రీ నెహ్రూ అన్నారు.

ఆటలపట్ల ఆసక్తిని ప్రదర్శించడం మంచిదని, దేశదార్ఢ్యాన్ని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. శరీరారోగ్య...

(మిగతా 3 వ పేజీలో)

బ్యాంకుల విలీనంపై ఆర్డినెన్స్ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:— స్టేట్‌బ్యాంకుతో ఇతర బ్యాంకులను విలీనంచేయడానికి అధికారాన్నిచ్చే ఆర్డినెన్సును ప్రెసిడెంట్ నేడు జారీచేశారు.

ఇప్పుడున్న నిబంధనలను అనుసరించి స్టేట్‌బ్యాంకులో ఇతర బ్యాంకులను విలీనంచేయడానికి అధికారం లేదు. ఇతర బ్యాంకులకు వర్తించే బ్యాంకింగు కంపెనీలచట్టం నిబంధనలు స్టేట్‌బ్యాంకుకు వర్తింపకపోవడమే దీనికి కారణం. స్టేట్‌బ్యాంకు విషయంలో ప్రత్యేకంగా చట్టం వేరొకటి అమల్లోఉంది.

కేరళలో మారిటోరియమ్ క్రింద ఉన్న ఆయిదు బ్యాంకులలోను ఒకదానిని స్టేట్‌బ్యాంకులో విలీనంచేస్తారని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

స్టేట్‌బ్యాంకులో విలీనంచేసే బ్యాంకు ఉద్యోగులకు ఎలాంటి యిబ్బంది ఉండదు. ఆర్డినెన్సు అనుసరించి వీరి ఉద్యోగాలకు ఎలాంటి భయముహా ఉండదు.

ఢిల్లీలో కాంగ్రెస్ 75 వ జన్మదినోత్సవం

ఘనంగా చేయడానికై ఏర్పాటులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:— ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 5వ తేదీన కాంగ్రెసు సంస్థ 75వ జన్మదినోత్సవం జరుగుతున్నది. ఆ సందర్భంలో గొప్ప పూరేగింపు, బహిరంగ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సంజీవరెడ్డి సభలో ప్రసంగిస్తారు. ఊరేగింపులో పాల్గొంటారు.

అష్టమ అఖిలభారత చేనేత వారోత్సవాలు

విజయవాడ, గాంధీనగరం ఆంధ్ర జింఖానాక్లబ్బు ఆవరణలో

బ్రహ్మాండమయిన

చేనేత వస్త్ర ప్రదర్శనం

5-2-61 నుండి 12-2-61 వరకు

రూ. 1 కి 10 నయాపైసలు స్పెషలు రిబేటు ఇవ్వబడును.

ఆదివారం (5-2-61) కార్యక్రమం సా. గం. 6 ల నుండి

వారోత్సవాల ప్రారంభం: లఘుపరిశ్రమ శాఖామాత్యులు
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ

ప్రదర్శన ప్రారంభోత్సవం:
డాక్టరు కొమర్రాజు అచ్చమాంబ, ఎమ్. పి.

"శివలీల" హరికథా కాలక్షేపం

ఆంధ్ర చేనేత సహకార సంఘం వారి

"కోప్ ఫాబ్రిక్స్" నే వాడండి.

అంబికా జవ్వాజి బత్తి.
ఎల్లప్పుడు ... పెంటు, మనోహరం సెంటు, పట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు, ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

ప్రతివారూ దుస్తులు హాయిగా ఉండాలనే కోర్తారు
పెనామా బనియన్లు
పెనామా హొజైరీస్ తిరుప్పూర్

సంగ్రహ ప్రకటనలు

పంచ కావ్యములు
స్వారోచిషం, శివాం, ఆముక్తం, మనుమతీం :శృతి జోస్యపురం పంచకావ్యములు.
ఏజెంట్లు, స్టాల్ ఏజంట్లవద్ద దొరుకును. జోస్య.జోస్యపురం, అంబాజీపేటపోస్టు,(తూ.గో).

కావలెను
మా భవాని జంపకానాలకు దుప్పట్లకు కమీషన్ మీద ఏజంట్లు కావలెను. జాబులు ఇంగ్లీషులో వ్రాయుండి. శ్రీ మాధవయ్య కార్పెట్ వర్క్సు, భవాని పి. ఓ. (వయా) ఈరోడ్డు, ద. ఇం.

అమ్మకము
1948 మోడల్ ఫోర్డు కారు అమ్మకమునకు సిద్ధముగా నున్నది.
వివరములకు :
10 రంగయ్యచెట్టి వీధి.
పెరియమెట్, మద్రాసు—3.

కావలెను
కటక్ దగ్గర బోర్డు మిల్కుకు గడ్డి, తుక్కు కాగితాలు సప్లయి చేయుటకు ఏజంటు కావలెను. వివరములకు బాక్సు నం. 1057 కేరాఫ్ ఆంధ్రపత్రిక, విజయవాడ.

కావలెను
మా మేలిరకం జంపకానాలకు, దుప్పట్లకు ఆర్డర్లు సంపాదించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ అన్నిచోట్ల మంచి కమీషన్ మీద ఏజంట్లు కావలెను. భవాని టెక్స్‌టైల్స్, కొండాలయ పోస్టు, వయా భవాని, ద. ఇం.

'కుట్టుపని' గ్రంథములు
కుట్టుపని కత్తిరింపులు రు. 1—00 కుట్టుపని బోధిని రు. 0—62. కటింగు రు. 3—50. గుడ్డ పాడైపోకుండా కత్తిరించుట, బొమ్మలతో మంచి ఆదాయము కలిగించును. దర్జీలకే గాక ప్రతి ఇంటి యీమూడు మందు దగినవి. రచయిత. గోగినేని పున్నారావుచౌదరి,మోపర్రు, తెనాలి తా.

కుటీర పరిశ్రమలు
కొత్త కాటేజి ఇండస్ట్రీ బుక్‌లో ముడిసరుకుల పొందు పద్ధతి, మెషినరీలు నవో వివిధ లాభసాటి పరిశ్రమల వివరములు కలవు. ధర రు. 8—50 పోస్టేజి రు. 1—. వివరములకు :
COTTAGE INDUSTRY (AVE-143)
P.B. No. 1262, Angoori Bagh, Delhi

సంతాపం
భీమవరం తాలూకా పాందువ్వ గ్రామస్థులు మాజీ జిల్లాబోర్డు వైస్ ప్రెసిడెంటు ఉండి సమితి ప్రెసిడెంటుగారైన వేగేశ్న కనకదుర్గా వెంకట సత్యనారాయణరాజుగారి భార్య సోమయ్యమ్మగారు 1—2—61 తేదీ సా. 5 గంటలకు స్వర్గస్థులైరని తెలుపుటకు చింతిస్తున్నాము. వీరి ఆత్మకు శాంతికలుగుగాక. వీరికి 4 గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు.
ఇట్లు, బంధు మిత్రులు.

ప్రకటన
మెట్రిక్. ఎస్. ఎస్. ఎల్. సి., అండ్ పి. యు. సి. విద్యార్థి, విద్యార్థినులకు టెలిగ్రాఫిస్టులుగను, సిగ్నలర్లుగను, అసిస్టెంటు స్టేషను మాస్టర్లుగను, వైర్‌లెస్, మరియు టెలిఫోను ఆపరేటర్లుగను ఉద్యోగములు చేయుటకు ట్రయినింగు యివ్వబడును. పూర్తి వివరములకు ప్రిన్సిపాల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి టెక్నాలజీ ... కి 25 న. పై. పంపవలెను.

ప్రకటన
మునిసిపల్ మార్కెట్లు, గంజి ఖానాలు, బండ్లదొడ్లు, బస్టాండ్లు, లారీస్టాండు వగైరాలలో 1961—62 సం. లో రుసుము వసూలుచేయుహక్కును, మరియు మునిసిపల్ హద్దులలో అడ్వర్టయిజుమెంటు బోర్డులు యుంచుకొనుట, మునిసిపల్ ఖాళీ స్థలములలో బంకులు యుంచుకొనుట, మద్రాసు బస్టాండులోని కాఫీహొటలు బిల్డింగు 1—4—61 నుండి 3 సం: లు వాడుకొను హక్కున్నూ నెల్లూరు మునిసిపల్ ఆఫీసు యెదుట 20—2—1961ది సోమవారం ఉదయం 9 గం. ల నుండి బహిరంగముగా వేలము వేయబడును. సదరు వేలము షరతులు, గుత్త నిబంధనలు వగైరాలు వివరములు మునిసిపల్ ఆఫీసు పనివేళల కాలములో విచారించి తెలిసికొనవచ్చును.
టి. కమల విష్ణు, కమిషనరు.
మునిసిపల్ ఆఫీసు, నెల్లూరు.

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళ చవితి
1961 ఫిబ్రవరి 5, ఆదివారం
చవితి ప. 9—0 వరకు ఉత్తర ఉ. 7—21 వర్జ్యం సా. 4—21 నుండి 6—6 వరకు

ఆంధ్రపత్రిక
1961 ఫిబ్రవరి 5, ఆదివారం

చేనేత సప్తాహం

ఎనిమిదవ చేనేత సప్తాహం నేటి నుంచి దేశమంతటా పెద్ద యెత్తున జరుగుతూ ఉన్నది. వివిధ ప్రాంతాలలో పెట్టే చేనేత వస్త్ర ప్రదర్శనలలో ఈ పరిశ్రమ ఎంత అభివృద్ధి పొందుతూ ఉన్నదీ కనుల పండువుగా తిలకించవచ్చు. నేత పారిశ్రామికుల పనితనంలోని వైవిధ్యం నిజంగా మెచ్చుకో దగినదే. జనం విలవిలలాడుతూ వచ్చి చూచి ఉత్సాహంతో చేనేత వస్త్రాలను కొనుగోలు చెయ్యడం కూడా ముచ్చటైన దృశ్యం. చేనేత వస్త్రాలపట్ల ప్రజల అభిరుచిని పెంపొందింప చేయడానికి ఈ సప్తాహాలు ఎంతగానో ఉపయోగ పడతాయనడానికి సందేహంలేదు.

కాని, చేనేత పరిశ్రమ ఎదుర్కొనే సమస్య, కేవలం ప్రజల అభిరుచికి సంబంధించినది మాత్రమేకాదు. నేత పారిశ్రామికుల కళాకౌశలాన్ని అభినందించడానికి ప్రజలెప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కాని, అట్టి కళా కౌశలాన్ని వెల్లివిరియింపజేసే చేనేతబట్ట సరసమైన ధరలకు వారికి లభించడంకూడా అవసరం. ప్రక్కనే చౌకధరలకు వారికి మిల్లుబట్ట లభిస్తూ ఉంటే, చేనేత బట్టను వారు ప్రత్యేకించి అభిమానించడమనేది చాల కష్టసాధ్యమైన విషయమే. ఈ రీతిగా మిల్లుల పోటీ చేనేత పరిశ్రమకు ఒక పెద్ద ప్రతిబంధకంగా ఉన్నది. ఆ పోటీని అది అవలీలగా తట్టుకొన గలిగేటట్టు దానిని సువ్యవస్థితం చెయ్యడం అవసరం. చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం పేరట ప్రభుత్వం ఇంతవరకూ ఏమేమో చేస్తూఉన్నమాట నిజం. పరిశ్రమ ఈ నాడు ఈ మాత్రమైనా తలయెత్తుకొని విలువ గలుగుతున్నదంటే, ఆ ప్రభుత్వ సహాయ ఫలితమే. కాని, ఆ తోడ్పాటంతా తాత్కాలికంగా పరిశ్రమను నిలబెట్టడానికి ఉపయోగ పడుతున్నదేకాని, పైన చెప్పినట్టుగా దానిని సువ్యవస్థితం చెయ్యడానికి వినియోగపడటం లేదు.

చేనేత వస్త్రాలను ప్రజలు విరివిగా కొనగలందులకై ప్రభుత్వం ఏదో కొంత రిబేటు ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. మిల్లులపోటీని చేనేత పరిశ్రమ తట్టుకొనలేక పోవడానికి ఒక ముఖ్యకారణం, మిల్లులకు గిట్టుబాటయ్యే ధరకు నూలు చేనేత పరిశ్రమకు లభ్యం కాకపోవడమే నన్నది ఎల్లరికీ తెలుసు. ఈ దయనీయ స్థితి నుంచి చేనేత పరిశ్రమను ఏ విధానమైనా ఉద్ధరించగలిగితే తప్ప ఏమీ ప్రయోజనం లేదు.

తమకు పోటీదారులైన మిల్లులవారి పైననే చేనేత పారిశ్రామికులు నూలు కోసం ఆధారపడవలసి వస్తున్నందున, ఇచ్చి వచ్చిన ధరకు వారు అమ్మడం, వీరు కొనక తప్పక పోవడం జరుగుతున్నది. చేనేత పారిశ్రామికులకు ప్రత్యేకించి నూలు సప్లయి చెయ్యడానికి, ఇదివరలో స్థాపింపబడిన కో-ఆపరేటివ్ స్పిన్నింగు మిల్లు గాక, మరి రెండు మిల్లులుకూడా నిర్మాణమవుతూ వుండడం ముదావహం. కాని, ఏనాడో తక్కువ పెట్టుబడి వ్యయంతో స్థాపింపబడ్డ ప్రాతమిల్లులతో ఇప్పుడు అమితవ్యయంతో స్థాపింపబడే ఈ మిల్లులు పోటీ చెయ్యడం కూడా చాలా కష్టసాధ్యమే.

ఇటువంటి పరిస్థితుల్లో, పోటీ కొంచెం సమానస్థాయితో నడిచేందుకు వీలుగా, మిల్లులుపగించే నూలుపై సుంకం విధించి అది చేనేత పారిశ్రామికులకు ఉపయోగపడేటట్లు చెయ్యడం అవసరం. కో ఆపరేటివ్ స్పిన్నింగు మిల్లులు విజయవంతంగా నడిచేటట్లు చెయ్యడానికి ప్రభుత్వం సహాయ సంపత్తు లందించగలదని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యగారు హామీ ఇస్తున్నారు. ఇది అక్షరాలా అమలు జరగగలదని ఆశిస్తున్నాము.

చేనేత పరిశ్రమాభి వృద్ధికి, అన్ని అంతస్తులలోనూ పెట్టుబడులు విరివిగా లభించడం కూడా అత్యంతావశ్యకం. ఇందుకు, చేనేత పరిశ్రమకు ప్రత్యేకంగా ఒక కేంద్రసహకార బ్యాంకును ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దీని స్థాపనకు సుముఖంగా ఉన్నది. ఇది ఎంత త్వరగా కార్యరూపం దాలిస్తే అంత మంచిది.

చేనేత పరిశ్రమకు సువ్యవస్థితి కల్పించటానికై ప్రభుత్వం తప్పనిసరిగా చెయ్యవలసిన మరొక సహాయం చీరెలను, ధోవతులను చేనేతపరిశ్రమకు కేటాయించడం. మన ముఖ్యమంత్రి తన సందేశంలో దీనిని ప్రత్యేకించి ఉటంకించారు. కాని, కేంద్రప్రభుత్వం దీనిపట్ల ఇంకా సుముఖం కాకపోవడం శోచనీయం. చేనేత పరిశ్రమను మిల్లుల పోటీనుండి తప్పించి సుస్థిరత్వం కల్పించడానికి ఇంతకంటె ఉత్తమోపాయం మరి లేదు.

సర్వీస్ ఇనాం భూముల అమ్మకం

హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు

హైదరాబాద్, ఫిబ్రవరి 4:—

భీమవరం నివాసులయిన టి. వెంకట సుబ్బారావు, ఆతని సోదరులు పలువురు, పెట్టుకున్న రిట్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ శేషాచలపతి నిన్న దాఖలు చేసుకున్నారు. అర్జీదార్లు కొన్ని రజకసేవ ఇనాం భూములను ఆసేవకే తిరిగి ఇవ్వాలని పశ్చిమ గోదావరిజిల్లా జాయింటుకలెక్టరు ఇచ్చిన ఉత్తర్వు చెల్లనేరదని రిట్ పిటిషన్ పెట్టుకున్నారు.

సర్వీస్ ఇనాందార్లనుంచి అర్జీదార్లు కొంత సొమ్ము చెల్లించి ఇనాంభూమిని కొన్నారు. చట్టప్రకారం సర్వీస్ ఇనాంభూములను అన్యాక్రాంతం చేయకూడదని, భూములను తిరిగి అప్పగించాలని కలెక్టరు ఆదేశించారు.

రాజ్యాంగరీత్యా సర్వీస్ ఇనాందార్లకు అమ్ముకునే హక్కుకలదనీ, తరతరాలుగా సర్వీస్ ఇనాందార్లకు ఒక ప్రత్యేక సేవ చేయాలనే నిర్బంధం చెల్లనేరదనీ అర్జీదార్ల తరఫున వాదించారు.

న్యాయమూర్తి పిటిషన్ దాఖలుచేసుకున్నారు. 'ఇంటరిం స్టే'' ఉత్తర్వు జారీ చేశారు.

హైద్రాబాద్‌లో ప్రధానమంత్రి

ఆకాశవాణి ప్రసార కార్యక్రమం

హైదరాబాదు, ఫిబ్రవరి 4:—

1961 ఫిబ్రవరి 4, 5 తేదీలలో హైదరాబాదులో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం క్రిందికార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.

నైజాం కళాశాలలో బహిరంగ సభలో ప్రధానమంత్రి చేసే ప్రసంగంలో భాగాలను రికార్డుచేసి యీ కేంద్రం యీనెల 4 వ తేదీ శనివారంరాత్రి 8 గం. 15 ని. లకు ప్రత్యేక రేడియో నివేదికను ప్రసారం చేస్తుంది.

షెడ్యూల్డు తరగతులా, షెడ్యూల్డు జాతుల శాసనసభ్యుల అఖిలభారతసమ్మేళనం ప్రారంభోత్సవాన్ని గురించి ప్రత్యేక రేడియో వార్తావాహిక యీనెల 5 వ తేదీ ఆదివారం రాత్రి 7 గం. 15 ని. లకు ప్రసారం చేయబడుతుంది. ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం, శ్రీ జగజీవన్‌రావ్ అధ్యక్షోపన్యాసాలలో భాగాలను రికార్డుచేసి యిందులో చేర్చుతారు.

పదకొండవ అఖిలభారత పోలీసు ఆటలపోటీల సందర్భంగా యీనెల 8 వ తేదీ బుధవారం రాత్రి 7 గం. 45 ని. లకు ప్రసారం చేయబడే ప్రత్యేక రేడియో వార్తావాహికలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాస భాగా లుంటాయి.

ఈ పై కార్యక్రమాలన్నింటినీ హైదరాబాదు 'ఏ' 'బి' మీటర్లపై వినవచ్చును.

శ్రీనగర్, ఫిబ్రవరి 3:—

విపరీతమైన మంచు కురిసిన ఫలితంగా 10 రోజుల నుంచి శ్రీనగర్, జమ్మూ—ఢిల్లీల మధ్య స్తంభించిపోయిన విమానాల రాకపోకలు, నేడు పునఃప్రారంభమయాయి.



హైదరాబాద్ లేఖ

రాజధానిలో పారిశ్రామిక ప్రదర్శనం (చూడ ముచ్చటైన స్టాల్)

★★★ పాలకపక్ష రాజకీయాలు★★★ఆరోపణలు-ప్రత్యారోపణలు

నెహ్రూ రాకతో తుది పరిష్కారావకాశాలు ★★★ అఖిల భారత హరిజన, గిరిజన శాసనసభ్యుల సమావేశం

నెలరోజులుపైగా నడుస్తూ, రేపు 10 వ తారీకుతో ముగియనున్న రాజధానిలోని ఎగ్జిబిషన్‌లో చూడ ముచ్చటైన స్టాలు ఒకటున్నది. అందులో ప్రదర్శితం అవుతున్నది విచిత్రమైన ఒక 'హస్తలాఘవం'. అణా టికెట్టుకొని స్టాలులోకి ప్రవేశిస్తే, అక్కడ మనకు ఒక చైనావాడూ, ఒక చైనా యువతీ కనబడతారు. వాళ్ల పక్కన వెదురు పుల్లలూ, చిప్పల్లో రంగులూ, మైనం ముద్ద ఉన్నాయి. వెదురుపుల్ల తీసుకుని దానికి కొంచెం మైనం ముద్ద అంటించి, ముక్కూ కళ్లూ తీర్చిదిద్ది,రంగులువేసి, క్షణంలో ఒక ధొరసాని బొమ్మనో, ముసలివాడి బొమ్మనో, తయారు చేస్తారు. వాళ చేతివేళ్ల విన్యాసం 'ప్రొపెలరు' కంటె వేగంగా పనిచేస్తాయి. అంతే! బొమ్మ తయారవగానే మళ్లీ చెరిపి ముద్ద చేసేస్తారు. మళ్లీ చేస్తారు. చెయ్యడం, చెరిపెయ్యడం; ఆ బొమ్మలు నిలిచేవి పనికొచ్చేవి కావు. ముట్టుకుంటే ముద్ద అయిపోతాయి. కొద్ది సెకండ్లలో 'బొమ్మ' తయారు చేసే 'హస్త లాఘవాన్ని' చూసి మనం విస్తుపోవాలి.

వాళ్ల తయారీ, మన ఆశ్చర్యం, అంతా నిష్కామ కర్మ.

ఆ చైనావాళ్ల నైపుణ్యం మన భావనాశక్తికి చాలా పని కలిగిస్తుంది. నేటి మన ప్రజాహిత జీవితంలో, పబ్లిక్ రంగంలో, రాజకీయ రంగంలో కళ్లారా చూసి ఆశ్చర్య పడుతున్న అనేకరకాల హస్త లాఘవాలు, నైపుణ్యాలు, కళలు, ప్రజా కార్యక్రమాలు — చివరకు ఆ మైనపు బొమ్మల వతుగానే పరిణమిస్తున్నవా అనే నిర్వేదం కలుగుతుంది. మనకు వస్తాయని తీరా రాకుండాపోతున్న భారీ పరిశ్రమలు, నదీజలాల సమస్య, కేంద్ర మంత్రుల రాకపోకలు, ప్రదర్శనలు, సభలు సమావేశాలు, వాగ్దానాలు, — చివరకు పర్యవసానం ఏమిటి? మైనపుబొమ్మల సామ్యంగా లేవా?

పాలకపక్ష రాజకీయాలు

సుమారు ఆరుమాసాలుగా నలుగుతున్న పాలకపక్ష రాజకీయాల రథన, అధికారపక్షం యూనిటీ ఫ్రంటువారి బలాబలాల హెచ్చుదల, తగ్గుదల, ఆయా నాయకుల విరంతర కృషి, యివన్నీ చూస్తూంటే ఆ చైనా బొమ్మలవాళ్ల అంగుళీ నైపుణ్యం, రంగులు వేయడంలోని నేర్పరితనం, స్ఫురణకు రావడంలో అసహజమేముంది?

పాలకవర్గ రాజకీయాలు యీవారం ఒక కొత్త ఘట్టాన్ని చేరుకున్నవి. ఈ వారమంతా క్రిక్కిరిసిన రాజకీయ సంరంభం గోచరించింది. పి. సి. సి. ఎన్నికల కమిటీ ఎలక్షన్ సమయంలో కనిపించినంత ఉద్రేకం, కోలాహలం, పట్టుదలలు, ఉత్సాహాలు, మళ్లీ యిన్నాళ్లకు యీవారం సాక్షాత్కరించాయి. ఆశ్చర్యకరమైన యీ బహుముఖ సంరంభాన్ని ఒక వరుస క్రమంలో వివరించడంకూడా కష్టమే.

అఖిలభారత హరిజన, గిరిజన, శాసనసభ్యుల సమావేశ సభల కార్యక్రమం నిన్న, యివాళ.

ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పండిత నెహ్రూ హైదరాబాదురాక నిన్న శనివారం మధ్యాహ్నం; తిరుగుప్రయాణం యివాళ. నిన్న శనివారం రాత్రి ఏడున్నర గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశంలో పండిత నెహ్రూ ప్రసంగం.

ఈ లేఖ ప్రచురితమయే సమయానికి పండిత నెహ్రూ హైదరాబాదు కార్యక్రమం యించుమించు ముగుస్తుంది.

ఘర్షణ పడుతున్న ఉభయ వర్గాలకూ పండిత నెహ్రూ ఏం సలహా యిస్తారు? వివాదాన్ని పరిష్కరించి రాజీ సాధిస్తారా? లేక పాటులో హృదయ పరివర్తనం కలిగించి రాజీ చెయ్యడానికి ఆయన ఉపయోగించే మంత్రదండం ఏమిటి? పరిణామాల నుండి జనించే పర్యవసానాలతోనేగదా ఎవరైనా వ్యవహరించేది?

ఒక్కసారి మన మంత్రివర్గం, ప్రభుత్వం, పరిపాలన — వీటి పరిస్థితిని చూద్దాం. ఆదర్శ పంతంగా అన్నీ ఉన్నాయని మనం భావించదలచుకుంటే, ఒక్కసారి మళ్లీ నగరపు ఎగ్జిబిషన్‌లో ప్రభుత్వ సమాచార శాఖవారు తెరిచిన స్టాలు సందర్శించడం తోడ్పడుతుంది. చాలా అందంగా ఉంటుంది ఆ స్టాలు. కుడిపక్కనుండి ప్రవేశం, ఎడమ పక్కనుండి నిష్క్రమణ ఏర్పాటు చేశారు. మన పద్ధతుల ప్రకారం అది అపసవ్యం అయినా, అది అమెరికన్ స్టయిలు అని సరిపెట్టుకుందాం. లోపలకు అడుగుపెట్టగానే మిరుమిట్లు గొలుపుతూ మనకు కనబడేవి గవర్నరూ, మంత్రులూ, చీఫ్ సెక్రటరీ, వీరి ఛాయాచిత్రాలు. వెనకనుండి విద్యుద్దీపాలతో వెలిగించిన పెద్ద స్క్రీనుమీద వీరందరివీ పెద్దసైజు ఫోటోలు తగిలించారు. సినిమాహాలువద్ద తారల చిత్రాలు కూడా యింత కన్న శోభావంతంగా అలంకరించబడి ఉండవు. ఆటుతరవాత స్టాలు లోపలికి ప్రవేశిస్తే, అంకెలతో, పట్టికలతో, నమూనాలతో మన రాష్ట్రప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి అంతా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

ఆ దివ్యలోకంనుండి బయటకు వచ్చి వాస్తవికతలో అడుగుపెట్టగానే మనకు యీవారం రాజకీయ సంరంభం యింకోలాగ కనిపిస్తుంది. ''మనకు-సత్యానికీ మధ్య చిక్కనిదొక్క మంచుతెర పరచి కదలండి!'' — అన్నాడు కవి.

కడచిన చరిత్ర అందరకూ తెలుసు. రాష్ట్ర పాలక వర్గంలో రెండు ముఠాలు తీవ్రంగా సంఘర్షిస్తున్నాయని కొత్తగా చెప్పనక్కరలేదు. ఆయితే పండితనెహ్రూ రాకవేళకు యిక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయననేది మాత్రమే ప్రస్తుతాంశం.

నెహ్రూ గారికి యిక్కడి పరిస్థితులు కూలంకషంగా తెలుసు. ఆయనకూ సంజీవయ్యగారికీ, ఆయనకూ బ్రహ్మానందరెడ్డి గారికీ, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. యూనిటీ ఫ్రంటువారి సంతకాల సేకరణపూర్తి, అయింది. జిల్లాల వారిగా పేర్లు ప్రకటించబడ్డాయి. మొన్న శుక్రవారం సాయంత్రంనాటికి నూట యాభై సంతకాలు ఫ్రంటువారు సేకరించ గలిగారు. అందులో ఆరుగురు వెనక్కి తిరుగుతారని అధికార పక్షంవారు అంటున్నారు. ఫ్రంటువారికి ఆలా జరుగుతుందని అధైర్యం లేదు.

సంతకాలు ఒక ముఖ్య అంశం. దానికితోడు అధికారపక్షంవారిపై యూనిటీ ఫ్రంటువారు తయారుచేసిన అభియోగాల పట్టిక ఒకటి చాలా ముఖ్యమైనది. ఆ పట్టికలో దగ్గిరదగ్గిర నలభై నాలుగు అభియోగాలున్నాయి. అవన్నీ అధికారదుర్వినియోగానికిసంబంధించినవేగాని,ఆర్గనైజేషనుకు సంబంధించినవి కావు. ఈ అభియోగాల పట్టిక మొన్న బుధవారంనాడు పండిత నెహ్రూకు యూనిటీ ఫ్రంటువారు పంపించారు. అందులో కొన్ని చూచాయగా యిదివరకే నెహ్రూకుతెలుసు. వాటిని ఆయన శ్రద్ధగా పరిశీలించి, పార్లమెంటరీబోర్డు సభ్యులతో సంప్రదించాకనే నెహ్రూ యిక్కడికి రానున్నారని ఉభయ వర్గాలకూ తెలుసు. ఇది కాక రాష్ట్ర స్థితిగతులపై నెలనెలా గవర్నరు పంపించే నివేదికలద్వారా కూడా నెహ్రూగారికి కొంత సమాచారం అందింది. ప్రభుత్వ పరిస్థితులు చాలా నిస్పృహకరంగా ఉన్నాయనీ, రాష్ట్రంలో ప్రభుత్వపు ''ప్రిస్టేజి'' చాలా బలహీనపడిందనీ, ఎడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు ఏమీ బాగులేవనీ, గవర్నరుగారు నెహ్రూకు తెలియచేశారని అభిజ్ఞవర్గాలవారు అంటున్నారు. వీటన్నిటిరీత్యాయూనిటీఫ్రంటువారి అభియోగాల పట్టిక చాలా ప్రముఖపాత్ర వహించక తప్పదు.

లెజిస్లేచర్ కాంగ్రెస్‌పార్టీ సమావేశానికై 148 మంది సంతకాలు చేసిన రిక్విజిషను నోటీసు యిదివరకే ముఖ్యమంత్రికి చేరింది. అది కాక, యీ అభియోగాల పట్టికకూడా మొన్న 3 వ తేదీ శుక్రవారం నాడు ఫ్రంటువారు ముఖ్యమంత్రికి పంపిస్తూ, వాటిని చర్చించడానికి పార్టీ సమావేశం ఏర్పరచ వలసిందని నోటీసు యిచ్చారు. ఈ రెండు రిక్విజిషనులనిమాద ముఖ్యమంత్రి ఏదో ఒకవిధమైన చర్య తీసుకోవలసి ఉంటుంది. విస్మరించడానికి అవకాశంలేదు.

పోగా అభియోగాల పట్టికలోని అంశాలేమిటో అనే కుతూహలం చాలామందికి కలుగుతున్నది. అభియోగాలేమిటో ఇరుపక్షాలవారికీ తెలుసు. అసెంబ్లీ సభ్యుల హాస్టళ్లలో, ఆయా నాయకుల వసతిగృహాల్లో అవి బాహాటంగానే వినవస్తున్నవి.

ఒకటిమాత్రం తథ్యం. పండిత నెహ్రూ రాకను పురస్కరించి ఉభయవర్గాలూ తమ బలాబలాలను సమీకరించుకుని బింకంగానే ఉన్నాయిగాని, పట్టు సడలింపుమాత్రం లేదు. ఈసారి ఆటోయిటో తేల్చుకోవాలని ఫ్రంటువారు గట్టి పట్టుదలతో ఉన్నారు. కావలిసిన సర్వసన్నాహాలూ చేశారు. ఇటీవల వారిలో వారిమధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు, చీలికలూ, యీవారం ఆకస్మాత్తుగా సమసిపోయి ఒక కొత్త ఐకమత్యం ఏర్పడింది. శ్రీ వి. బి. రాజుగారి వైఖరిమాత్రం ఫ్రంటువారికి అసంతృప్తి కలిగించినా, దానివల్ల ఫ్రంటు బలంలో పెద్ద మార్పులేమీ రాలేదు. ఫ్రంటునుండి అమధ్య దూరం అవుతున్నారనుకున్న శ్రీ పి. వి. జి. రాజుగారు, ఈకమీదట ఆటువంటి సందిగ్ధానికి తావులేకుండా తమ అనుచరవర్గ సమేతంగా ఫ్రంటువైపు నిలబెట్టారు. శ్రీ పి. వి. జి. గ్రూపునకు చెందిన శ్రీ గుత్తా రాజారావులాంటివారు అమధ్య కొంచెం అధికార పక్షంతో సహకరించినా, యిపుడు తిరిగి ఫ్రంటులోకి వచ్చేసి సంతకంకూడా పెట్టారు. తెలంగాణా ప్రముఖ నాయకులంతా ఫ్రంటు పక్షాననే ఉన్నారు. శ్రీ గోపాలరావు ఎక్బోటె సహకారం కూడా ఫ్రంటుకే ఉంది.

నిర్ణయించబడిన కార్యక్రమం ప్రకారం, పండిత నెహ్రూ రాజధాని చేరగానే మొదటి సంప్రదింపులు శ్రీ సంజీవయ్య, శ్రీ అల్లూరి గార్లతో, ఆటుతరవాత శ్రీ బ్రహ్మానందరెడ్డి గారితో. కానీ— ఫ్రంటు తరఫున సారధ్యం వహించి నాయకత్వం చేపట్టింది శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డిగారు. లెజిస్లేచర్‌పార్టీలో అత్యధికులను కూడగట్టుకు రావడంలో శ్రీ ఏ. సి. నిస్సందేహంగా కృతకృత్యులయారు. పి. సి. సి. కమిటీ ఎన్నికలనాటికన్న ఆయనబలం యిప్పుడు ఎక్కువయిందన్నది నిర్వివాదాంశం. శ్రీ ఏ. సి. కి కుడిభుజంవలె నిలిచినది శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్యగారు.

కాంగ్రెసు మహిళా శాసనసభ్యుల వర్గం

యూనిటీ ఫ్రంటువారి మెమోరాండంలే కాక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలోని స్త్రీ మెంబర్లలో అత్యధికులు ప్రత్యేకంగా ఒక గ్రూపుగా ఏర్పడి అధికారపక్షంమీద తామొక అభియోగ పత్రాన్ని నెహ్రూకు సమర్పించడానికి ఏర్పాటుచేసుకున్నారు. శ్రీమతి అమ్మన్నరాజావంటి యిద్దరు ముగ్గురిని మినహాయిస్తే, తక్కిన స్త్రీ సభ్యురాండ్రంతా యూనిటీఫ్రంటు పక్షాన్నే ఉన్నారు. వీరంతా ఒక గ్రూపుగా ఏర్పడి, పండిత నెహ్రూను కలుసుకోవడానికి నిశ్చయించి, అవకాశం యిప్పించవలసిందని సరాసరి పండిత నెహ్రూకు ఉత్తరం వ్రాసి పెర్మిషను తెచ్చుకున్నారు.

ఇవాళ (ఆదివారం) ఉదయం ఎనిమిది గంట

[మిగతా 4 వ పేజీలో]

ఆంధ్రప్రదేశ్ చేనేత పరిశ్రమ: 3 వ ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో రెండవప్రణాళికా కాలంలో చేనేత పరిశ్రమసాధించిన అభివృద్ధిని పరిశీలించి,మూడవప్రణాళికలో చేనేతఅభివృద్ధి ప్రణాళికలను నిర్ణయించడానికి ఆంధ్ర ప్రభుత్వం, చేనేత ప్రతినిధులు, ప్రభుత్వప్రతినిధులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీకి పరిశ్రమలశాఖామంత్రి అధ్యక్షులు.

రెండవ ప్రణాళికలో ఆంధ్రప్రభుత్వంచేనేత పరిశ్రమకు 456 లక్షల రూపాయలను కేటాయించారు. మొదటి మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తము పై 273 లక్షల రూపాయలు పరిశ్రమాభివృద్ధికి ఖర్చుచేయబడినది. ఈమూడు సంవత్సరాల్లో 15600 కొత్త మగ్గాలు సహకార సంఘాల్లో చేర్చబడినవి, రాష్ట్రంలోనున్న 4. 4 లక్షల మగ్గాలలో2.8 లక్షల మగ్గాలు సహకారరంగములో చేరివున్నవి. చేనేత వ్యాపారాన్ని అభివృద్ధిపరచుటకు రాష్ట్రంలోనూ,ఇతర రాష్ట్రాలలోనూ, కొత్త డిపోలు

శ్రీ దామెర్ల రమాకాంతరావు యం.యల్.సి.

తెరువబడినవి. చాలా సహకారసంఘాలకు అభివృద్ధికరమైన పరికరాలు యివ్వబడినవి. ఆధునిక రంగుల అద్దకం కార్ఖానాలు నెలకొల్పబడినవి. మంగళగిరిలో ''కేలండరింగుప్లాంటు'', పరిశోధన కేంద్రము స్థాపింపబడినవి. ఈ కాలంలో సహకార నూలు మిల్లులకు తోడ్పాటు యివ్వబడినది. గుంతకల్లులోని సహకార నూలు మిల్లుకు అదనంగా 5500 కదుర్లను నెలకొల్పుకొనుటకు ఆర్థిక సహాయం చేయబడినది. హైదరాబాదులోని సహకారనూలు మిల్లునకు కూడా ఆర్థికంగా చేయూత ఒసంగబడినది. ఇట్లే పున్ని పరిశ్రమ, సిల్కు పరిశ్రమలకు కూడా సహాయం జరిగినది.

కాని పరిశ్రమ ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను అందుకోడానికి, రెండవప్రణాళికలో, కేటాయించిన ఆర్థికసహాయం చాలదని ఈకమిటీవారు అభిప్రాయపడినారు. చేనేత పరిశ్రమ పరిస్థితులను, మూడవప్రణాళికలో సాధించవలసిన లక్ష్యాలను పురస్కరించుకొని, మూడవ ప్రణాళికా కాలంలో చేనేత పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్‌లో 12.5 కోట్ల రూపాయలనుకేటాయించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇందులో 10 కోట్ల రూపాయలను చేనేత పరిశ్రమకు రు 2 కోట్ల రూపాయలను పున్ని పరిశ్రమకు, 50 లక్షల రూపాయలను సిల్కు పరిశ్రమకు ప్రత్యేకించారు.

కమిటీవారు మూడవ ప్రణాళికలో మన రాష్ట్రానికి రిబేటు క్రింద 300 లక్షల రూపాయలను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం రిబేటును రద్దు పరచి, యిందుకై కేటాయింపబడిన మొత్తాన్ని చేనేత అభివృద్ధి ప్రణాళికలకు వినియోగించాలని సిఫారసు చేశారు. రిబేటుకు ప్రత్యామ్నాయంగా ఈదిగువప్రణాళికలను కమిటీ నిర్ణయించింది.

1. చేనేత సహకార సంఘాలకు సిబ్బంది ఖర్చులను మంజూరు చేయుట.
2. మార్కెటు పరిస్థితులవల్ల నష్టాలు పొందిన సంఘాలనష్టాలను భరీ చేయుట.
3. సంఘాల క్షేమ నిధికి కొంత మొత్తాన్ని విరాళంగా యిచ్చుట.
4. సంఘసభ్యులవాటు డిపాజిటునకు సమమైన మొత్తాన్ని విరాళంగా యిచ్చుట.
5. సంఘాలు బ్యాంకులకుగాని, యితరసంస్థలకుగాని చెల్లించవలసినవడ్డీలనుముదరాయిచ్చుట.
6. కేలండరింగుప్లాంటు, రంగుల అద్దకం కార్ఖానాలు, చేనేత ఫ్యాక్టరీల నిర్వహణ కగు ఖర్చులను ముదరాయిచ్చుట.
7. ప్రాథమిక సంఘాలు, రాష్ట్ర సంఘాలకు గిడ్డంగులను కట్టుకొనుటకై విరాళములను యిచ్చుట.
8. చేనేత విక్రయ శాలలకు యింకా అవసరమగు సామగ్రిని సప్లయిచేయుట.
9. చేనేత సంఘాలకు ఎక్కువగా చేనేత పరికరాలను సప్లయి చేయుట.

రిబేటునకు బదులు కమిటీవారు అభ్యుదయదాయకమైన ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించారనుటకు ఎట్టి సందేహం కూడాలేదు. మూడవ ప్రణాళికలో రిబేటు రద్దు కాబడి,యిందుకు ప్రత్యేకింప బడిన మొత్తముపై ప్రణాళికలకు వినియోగింప బడుతుందని చేనేత వారు ఆశిస్తున్నారు.

చేనేతవారు చిరకాలంనుంచి చేనేత సంఘాలకు ప్రత్యేకంగా సహకార బ్యాంకును నెలకొల్పాలని కోరుతున్నారు. ఈప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వంవారు అంగీకరించినా, రిజర్వుబ్యాంకువారు అభ్యంతరం చేస్తున్నారు. మూడవ ప్రణాళికా కాలంలో ఈ బ్యాంకు తొందరలో నెలకొల్పబడాలని, కమిటీవారు అభిప్రాయపడి, ఈ బ్యాంకులో వాటాలను తీసుకొనుటకై 25 లక్షల రూపాయలను ప్రత్యేకించారు.

సహకారము నూలు మిల్లులలో వాటాలను తీసుకొని వాటిని విస్తరింపచేయుటకు 40 లక్షల రూపాయలూ, రాష్ట్ర చేనేత సహకార సంఘాల్లో వాటాలను తీసుకొనుటకు 10 లక్షల రూపాయలూ ప్రత్యేకించారు.

చేనేతవారి వసతి వాడల నిమిత్తము 150 లక్షల రూపాయలనూ, రాష్ట్ర సంఘాల భవన నిర్మాణ పథకములకు, యితర భవన నిర్మాణ పథకములకు 30 లక్షల రూపాయలు ప్రత్యేకించ బడినవి.

ప్రస్తుతం చేనేత సహకార సంఘాల్లో చేరియున్న 2. 8 లక్షల మగ్గాలను మూడు లక్షల మగ్గాలకు పెంచాలని నిర్ణయించి, చేనేత సంఘాలకు వాటా ధనమునకై అప్పులకు 70 లక్షల రూపాయలు కేటాయించ బడినవి. యింకా మిగిలిన మొత్తము మార్కెటింగునకూ సాంకేతిక సహాయమునకూ, యితర సహాయములకూ ప్రత్యేకింప బడినవి.

కమిటీవారు సిఫారసు చేసినట్లుగా ఈ పరిశ్రమకు 12. 5 కోట్ల రూపాయలు మూడవ ప్రణాళికలో ప్రత్యేకించినవాడు, చేనేత పరిశ్రమ ప్రణాళికా కాలంలో చక్కని అభివృద్ధిని సాధించగలదు.

కమిటీవారు చేనేత అభివృద్ధికి సిఫారసు చేసిన మొత్తాన్ని 12. 5 కోట్ల రూపాయలనుండి 7. 5 కోట్ల రూపాయలకు ప్రభుత్వం తగ్గించి యిందు 6 కోట్ల రూపాయలను చేనేతకు, ఒక కోటి రూపాయలను పున్ని పరిశ్రమకు, 150 లక్షల రూపాయలను సిల్కు పరిశ్రమకు కేటాయించారు. కమిటీ సిఫారసు చేసిన మొత్తమును యించుమించు సగానికి తగ్గించబడి నందున మూడవ ప్రణాళికలో చేనేత అభివృద్ధి ప్రణాళికల వ్యయాన్ని సగానికి సగం తగ్గించవలసి వుంటుంది.

గోరుచుట్టుపై రోకటి పోటు విధంగా ప్రభుత్వం నిర్ణయించిన 7. 5 కోట్ల రూపాయల మొత్తం మరల 3. 77 కోట్ల రూపాయలకు తగ్గించ బడినట్లు తెలుస్తున్నది.ఆంధ్రప్రదేశ్ రెండవ ప్రణాళిక మొత్తపు ఆర్థిక వసతి 175 కోట్లు వున్నప్పుడు చేనేత పరిశ్రమ అభివృద్ధికి 4. 27 కోట్లరూపాయలు కేటాయించ బడినవి. మూడవ ప్రణాళిక పెట్టుబడి సుమారు 350 కోట్ల రూపాయలకు పెరగ నుండగా, రెండవ ప్రణాళిక కంటే మూడవ ప్రణాళికలో చేనేత పరిశ్రమకు ఆర్థిక వసతిని తగ్గించడం తీరని అన్యాయం.

కేంద్రప్రభుత్వంవారు మన రాష్ట్రానికి, చేనేత పరిశ్రమకై ఎక్కువ మొత్తమును కేటాయించినూ, రాష్ట్ర ప్రణాళికను సర్దుబాటు చేసుకొనుటకై కేంద్రప్రభుత్వము యిచ్చే పూర్తి మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వము అంగీకరించదని తెలుస్తున్నది. ఈ వార్త నిజమైనట్లయితే యింతకంటే వేరే అన్యాయం వుండదు.

కేంద్ర ప్రణాళికలో మన రాష్ట్రానికి చేనేత పరిశ్రమ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలను ప్రత్యేకించారు. ఈ మొత్తము కాక, అదనముగా ఒక కోటి రూపాయలు మన రాష్ట్రానికి రాగలదు. ఈ విధంగా సుమారు 6 కోట్ల రూపాయలు మూడవ ప్రణాళికలో కేంద్రప్రభుత్వం నుండి మన రాష్ట్రానికి సమకూర గలదు.

మన రాష్ట్రంలో సుమారు 5 లక్షలమగ్గాలు ప్రస్తుతం వున్నవి. చేనేత సహకార ఉద్యమం యిక్కడ మిక్కిలి బలీయంగా వున్నది.కేంద్ర

(మిగతా 4 వ పేజీలో)

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు-3

—: x :—

హోంరూలు ఉద్యమం

రచన:
శ్రీ కొడాలి ఆంజనేయులు

ఈ ఉద్యమానికి పూర్వం జరిగిన కొన్ని ముఖ్య సంఘటనములను పేర్కొనవలసియున్నది. 1907 లో మితవాదులకునూ అతివాదులకునూ జరిగిన కలహం ఫలితంగా సూరతు కాంగ్రెసు భగ్నమయిన పిమ్మట 1908 లో రసవిహారీ ఘోషు అధ్యక్షత క్రిందనే మితవాద కాంగ్రెసు జరిగింది. అందులో మింటో — మార్లే సంస్కరణములను గూర్చి చర్చించి కాంగ్రెసు ఆమోదించింది. కాని 1909 డిశంబరులో లాహోరులో జరిగిన కాంగ్రెసుకు పండిత మదనమోహన మాలవ్యా అధ్యక్షుడు అయినప్పటికి మింటో మార్లే సంస్కరణల బండారం బయట పడింది. ఈ సంస్కరణములలో మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గము లేర్పాటు చేయబడినవి. మహమ్మదీయులకు మహమ్మదీయేతరులకు విభేదములను కల్పించే ఇట్టి రాజకీయ సంస్కరణములు అన్యాయముగా నున్నవనీ అవమానకరముగా నున్నవనీ, లాహోరుకాంగ్రెసు తన అసమ్మతిని ప్రకటించింది. 1910, 1911 లలో జరిగిన కాంగ్రెసులు కూడా అదేతీర్మానమును పునరుద్ఘాటించినవి.

1908 లో రాజకీయ వ్యవహారములు తీవ్రరూపము తాల్చినవి. పత్రికలు — ముఖ్యముగా యుగాంతర్, సంధ్య,వందేమాతరంవంటి నూతన జాతీయభావ ప్రచారపత్రికలు ఆపివేయబడినవి. ఇవన్నీ వంగభాషా పత్రికలే 'సంధ్యా' సంపాదకుడు బ్రహ్మబంధవోపాధ్యాయులు అనుమతిలో మరణించినాడు, అరవిందఘోష్‌పైన మూడుకేసులు మోపబడినవి. ఆయన ఎన్నో కష్టములకు లోనయి చిట్టచివరకు బ్రిటిష్ రాజ్యమునుండి తప్పించుకొని పుదుచ్చేరిపోయి అచ్చట ఆశ్రమమును స్థాపించు కొన్నాడు.

వంగరాష్ట్రంలో కృష్ణకుమార మిత్ర, సావిన్ బేహన్‌దాసు, శ్యామసుందర చక్రవర్తి, అశ్వినీ కుమారదత్తు, మనోరంజనగుహ ఠాకూరు, సుబోధచంద్ర మల్లిక్, సచ్చిదానంద ప్రసాదవసు, పులినచంద్ర చటర్జీ భూపేష్‌చంద్ర నాగు —, ఈ తొమ్మండుగురికిని ప్రవాసశిక్ష విధింపబడినది.

1908 జులై 13 వ తేదీని బాలగంగాధర తిలకు అరెస్టు అయినాడు. ఆయనకు ఆరు సంవత్సరముల ద్వీపాంతరవాస శిక్ష విధింపబడినది. అవాడే ఆంధ్రదేశములో హరిసర్వోత్తమరావు, బోడి నారాయణరావుగార్లును మరొకరును అరెస్టుచేయబడిరి. శ్రీ హరిసర్వోత్తమరావుగారికి ఆరునెలలు శిక్ష విధింపబడగా ప్రభుత్వంవారాయన శిక్షను హెచ్చించవలయునని హైకోర్టుకు అప్పీలు చేశారు. అప్పీలులో ఆయన శిక్ష మూడు సంవత్సరములకు పెంచబడింది. 1908 లో రాజద్రోహ శాసనములు ముద్రణా శాసనములు కొత్తగా చేయబడినవి. మరి రెండేళ్లకు క్రిమినల్ లా అమెండుమెంటు అక్టు చేయబడింది. ఇది ఆనాటి ప్రభుత్వ నిర్బంధ విధానముయొక్క సంగ్రహ స్వరూపము.

హోంరూలు ఉద్యమం
1916—1920

1915 లో జరిగిన కాంగ్రెసు, అఖిలభారత ముస్లింలీగుతో కూడా ఆలోచించి భారత దేశమునకు తగిన రాజ్యాంగ ప్రణాళికను తయారుచేయుటకు తీర్మానించినదని ఇదివరకే వ్రాసియున్నాను. అందుకనుగుణంగా ఒక ప్రణాళిక తయారు చేయబడింది. అది 1916 లో, లక్నోలో అంబికాచరణ మజుందారు అధ్యక్షత క్రింద జరిగిన కాంగ్రెసులో అంగీకరింప బడినది. ఆ ప్రణాళికయే లక్నో ఒడంబడిక అనే పేరుతో వ్యవహరింపబడుతూ వచ్చింది. ఈ లక్నో కాంగ్రెసులోనే, కాంగ్రెసులోని మితవాద అతివాద నాయకులకు రాజీకుదిరింది. మహాత్మాగాంధి మొట్టమొదటగా హాజరయింది ఈ కాంగ్రెసుకే. 1916 నాటి కాంగ్రెసు నాయకత్వ మేస్థితిలో నున్నదో సంగ్రహంగా తెలుసుకోవడం మంచిది. మితవాదుల పలుకుబడి దేశంలో తగ్గింది. కాని జాతీయవాదుల కాంగ్రెసులో అధికారంలోకి రాలేదు. గోపాలకృష్ణ గోఖ్లే 1915 ఫిబ్రవరిలోనే చనిపోయినారు. ఆ నవంబరులోనే ఫిరోజిషా మెహతాకూడా కాలధర్మం పొందారు. సురేంద్రనాథ బెనర్జీ పలుకుబడి తగ్గిపోయింది. అదిగాక ఆయన జాతీయ భావాలతో ఏకీభవించలేక పోతున్నారు. శ్రీనివాస శాస్త్రి సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీలో గోఖ్లేగారిస్థాన మాక్రమించారే కాని ఆయన తెంపులేని మనిషి కనుక ఆయన ముందుకురాగల స్థితిలో లేదు. గాంధీ దేశంలోకి వచ్చారుగాని ఆయన చాలాకాలంనుండీ భారతదేశానికి వెలుపల నున్న కారణాన దేశకాల పరిస్థితులను పరిశీలిస్తూ ఉండెను. పండిత మదనమోహన మాలవ్యాకూడా కాంగ్రెసు సారధ్యం వహించేటందుకు సుముఖులుగా లేరు. ఇదంతా ఇలా ఉండగా డాక్టరు బిసెంటు ముందుకువచ్చి కాంగ్రెసు నియమావళిని , రాజీ పద్ధతిని మార్పించి కాంగ్రెసులో అతివాదపక్షంవారు చేరేటందుకు వీలు కల్పించింది. అందువలన తిలకుగారు కాంగ్రెసులో చేరడం కలిగింది. ఆకారణంగా ఆమె పలుకుబడి కాంగ్రెసులోకూడా హెచ్చింది. 1916 కాంగ్రెసులో అంగీకరింపబడిన సంస్కరణల తీర్మానంకంటె కూడా ముందంజ వేయవలయునని తిలకు గారికి బిసెంటుగారికీ కూడా ఆలోచనలు కలిగినవి. కనుక తిలకు 1916 ఏప్రిలులోనూ, బిసెంటమ్మగారు ఆయేటి నవంబరులోనూ హోమ్‌రూలు లీగులను స్థాపించారు. 1917 లో బిసెంటు నాయకత్వం క్రింద యావద్భారత దేశంలో ''హోమ్‌రూలు'' అనే నినాదం ప్రతిధ్వనించింది.

ఈ సందర్భంలో ఇంతకుపూర్వం జరిగిన ఒక ముఖ్య సంఘటనము పేర్కొనవలసి ఉన్నది. ఇంగ్లీషువారు 1914 ఆగస్టు నాల్గవ తేదీని ఐరోపా మహా సంగ్రామంలో జోక్యం కల్పించుకొని, నవంబరు మాసమునాటికే ఫ్రాన్సులో కలసి జర్మనీతో పోరిపోవడానికి తయారుగా ఉన్నారు. సరిగా ఆసమయంలో ఇండియాలో రాజప్రతినిధిగా నున్న హార్డింజి ప్రభువు, భారతదేశంలోని సైన్యాలను ఫ్రాన్సుకు పంపించి ఆ వోటమిని తప్పించాడు. భారతదేశం, ఇంగ్లాండుయొక్క వోటమిని తప్పించినందుకు ప్రతిఫలంగాగాక, స్వతస్సిద్ధమైన హక్కుగా ఇండియాకు 'హోమురూలు' రావలసి ఉన్నదని డాక్టరు బిసెంటు తన 'న్యూ ఇండియా' పత్రికద్వారా అమోఘమయిన ప్రచారం ప్రారంభించింది. అందుకు ఆమెను ఆమె సహచరులయిన అరండేలు వాడియా గార్లనూ ప్రభుత్వంవారు ఉదకమండలములో నిర్బంధించినారు. ఇందుకు తన అసమ్మతిని తెలియచేస్తూ, హైకోర్టు జడ్జి పదవినుండి పించను పుచ్చుకొంటూండిన 'సర్' సుబ్రహ్మణ్య అయ్యరు తన 'సర్' బిరుదమును వదులుకొంటూ అభిప్రాయమును ప్రభుత్వం వారికి

(మిగతా 4 వ పేజీలో)

'నేటి బాలబాలికలే దేశానికి సంపద'

నానల్ నగర్‌లో రాధాకృష్ణ బాలికాభవన్‌ను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నెహ్రూ ఉద్ఘాటన

హైదరాబాద్, ఫిబ్రవరి 4:—

నేటి బాలబాలికలే భారతదేశ సంపద అనీ, వారు తమ శక్తియుక్తులను అభివృద్ధి చేసికొని, వికసింప చేసికొనటానికి వారికి సమానమైన అవకాశాలుండాలనీ భారత ప్రధాని శ్రీ నెహ్రూ నేడు నానల్ నగర్‌లో రాధాకృష్ణ బాలికా భవనాన్ని, రాధాకృష్ణ శిశు సదనాన్ని ప్రారంభిస్తూ అభిభాషించారు.

తృతీయ పంచవర్ష ప్రణాళికలో దేశంలో శిశు సంక్షేమానికి ధనం అధికంగా కేటాయించబడినదని, అయినప్పటికీ యింది బ్రహ్మాండమైన కర్తవ్యం కనుక, ప్రైవేటు కృషికూడా అవసరమని శ్రీ నెహ్రూ ఉద్బోధించారు. పుట్టినప్పటినుంచీ పిల్లలవిషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలనికూడా ఆయన సలహా యిచ్చారు.

దేశమంతటా పిల్లలందరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావసతులు కల్పించడానికి తృతీయ ప్రణాళికలో ధనం కేటాయించబడిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు.

మద్రాసు రాష్ట్రంలో పాఠశాలలో మధ్యాహ్నపు భోజనవసతి ఏర్పాటుచేసినవిషయం ప్రస్తావించి, పిల్లలకు పాఠశాలలో ఉండగా తినడానికి ఏదో ఒకటి ఇవ్వాలని శ్రీ నెహ్రూ చెప్పారు.

పాఠశాలల విద్యార్థులకు ఒక యూనిఫారం ఉండాలని కూడా ప్రధాని సూచించారు.

ప్రాథమిక విద్య పూర్తి అయిన తరువాత చాలమంది విద్యార్థులు ఆర్థిక సదుపాయం లేకపోవటంచేత, చదువులను కొనసాగించలేకపోతున్నారని, ధనలోపం చేత, తెలివిగల పిల్లలు చదువు మ్రానుకొనవలసిన పరిస్థితులు రాకూడదనిప్పుడు అందరూ గుర్తించారని ఆయన చెప్పారు. వైద్యం, ఇంజనీరింగు మొదలైన కోర్సులు తీసుకునేవారికి ప్రభుత్వం ముఖ్యంగా స్కాలర్ షిప్పులు ఇయ్యాలని ఆయన అన్నారు.

పిల్లలే దేశానికి నిజమయిన సంపద. ఇతరుల కార్యాలను చూసుకొని, పెద్దల మనసులను మార్చటం కష్టం, పిల్లల మనసులను సరైన రీతులలో పెట్టవచ్చు'' అని శ్రీ నెహ్రూ అన్నారు.

నేటి బాలబాలికలు రేపటి భారత పౌరులనీ, అందుచేత వారి కందరకు సమానమయిన అవకాశాలుండాలనీ, ఆయన అన్నారు. పిల్లలకు తగిన అవకాశాలు యిస్తే నేటి బాలబాలికలు ప్రపంచములో ఉత్తమ పౌరులుగా దేశానికి మూలస్తంభాలుగా తయారు కాగలరని, తనకు పూర్తి విశ్వాసమున్నదని శ్రీ నెహ్రూ వక్కాణించారు.

ఈ పనులన్నీ ప్రభుత్వమే చేయాలనీ, అయితే, ఇది బృహత్తర మయిన కార్యభారం కనుక, ప్రైవేటు కృషి కూడా అవసరమనీ, ఆయన అన్నారు. ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందనీ; అయితే, నియమ నిబంధనలు శత్యాదులమూలంగా కొంత ఆలస్యం తప్పదని ఆని ఆయన అన్నారు.

తనకు ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలపట్ల కల ఆశక్తి చేతనే రావడం జరిగిందనీ శ్రీ నెహ్రూ చెప్పారు.

శ్రీ భగే, శ్రీమతి భగేలా కృషికి శ్రీ నెహ్రూ ప్రశంసించి, వారి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

అంతకు ముందు డాక్టర్ బి. ఎస్. మెల్కోటే శ్రీ నెహ్రూకు స్వాగతమిస్తూ, హైదరాబాద్ పిల్లలసహాయసంఘపు కార్యకలాపాలనువివరించారు.

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రభృతులు చాలామంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

శ్రీ నెహ్రూ నానల్ నగర్‌నుంచి బయలుదేరేముందు ఆయన ప్రిన్సెస్ ఆశామాఖ రంజాతో కరచలనం చేసి, ఆమెతోకొద్ది సేపు మాట్లాడారు.

పిచ్చికుక్క కాటుకు 5 గురి మరణం

తాడికొండలో దుస్సంఘటన

తాడికొండ, ఫిబ్రవరి 3:—

ఇటీవల ఒక పిచ్చికుక్క 6గురిని కరువగా, అందులో 5 గురు చనిపోయారు. చనిపోయినవా రందరూ 15 సంవత్సరముల లోపువారే.

మద్రాసు రాష్ట్రంలో జనాభాలెక్కల సేకరణ

ఫిబ్రవరి 10నుంచి ప్రారంభం

మద్రాసు, ఫిబ్రవరి 3 :—

మద్రాసు రాష్ట్రంలో ఫిబ్రవరి 10 వ తేదీ నుండి ప్రారంభమయ్యే జనాభా లెక్కల సేకరణ కార్యక్రమములో 50,000 మందిగుమాస్తాలు 10 వేలమంది సూపర్‌వైజర్లు పాల్గొనగలరని, ఇండియా ప్రభుత్వం, జనాభా లెక్కల సేకరణ శాఖ సూపరింటెండెంట్ శ్రీ పి. కె. నంబియార్ నేడు యిక్కడ పత్రికా ప్రతినిధుల సమావేశములో పేర్కొన్నారు.

ఈ లెక్కల సేకరణకు రాష్ట్రం 49,000 బ్లాకులుగా విభజింపబడిందనీ—ప్రతి గుమాస్తా, 150 ఇళ్ళు చూడవలసి వుంటుందనీ, మార్చి 5 వ తేదీకి ఈ సేకరణ పూర్తి కాగలదనీ, ఆయన అన్నారు.

ఫిబ్రవరి 10 వ గవర్నరు భవనం తోనే యీ కార్యక్రమం ప్రారంభం కాగలదు.

భారత జాతీయ కాంగ్రెస్ ప్రముఖపాత్ర

హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో పలుపురిప్రశంసలు

హైదరాబాద్, ఫిబ్రవరి 3:—

దేశంలో ఐక్యతా భావాన్ని పెంపొందించడంలో రాజకీయ సుస్థిరతను నెలకొల్పడంలో భారత జాతీయ కాంగ్రెసు వహించిన ప్రముఖ పాత్రను గురించి నేటిరాత్రి ఇక్కడ కాంగ్రెసు వజ్రోత్సవ సందర్భంగా సుల్తాన్ బజార్‌లో జరిగిన బహిరంగసభలో పలువురు ప్రశంసిస్తూ ప్రసంగించారు.

కాంగ్రెసు దేశాన్ని ప్రగతి పథాన నడిపింపచేస్తున్నదని కూడా వారు అభిభాషించారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ కాంగ్రెసు నాయకుడు పండిట్‌నరేంద్రజీ ఈసమావేశానికి అధ్యక్షత వహించారు.

ఆత్మ పరిశీలన గావించుకొని, తప్పులను సవరించుకొనడంద్వారా కాంగ్రెసు వాదులుకాంగ్రెసు వ్యవస్థను పటిష్టంచేయాలని రాష్ట్ర అటవీశాఖామంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు అయిన శ్రీ పళ్ళంరాజు విజ్ఞప్తి చేశారు.

ఇతర దేశాలనుంచి అధికంగా ఋణాలు తీసుకొంటూ వుండడంవల్లదేశం ఆర్థికంగా విదేశాలపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుందనీ, అందుచేత ప్రజలు అధికంగా డబ్బును పొదుపు చేసి ప్రణాళికలకు పెట్టుబడి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హనుమకొండ విక్టోరియా మెమోరియల్ మిషన్ ఆస్పత్రి

హైదరాబాద్,ఫిబ్రవరి3:—

హనుమకొండలోని విక్టోరియామెమోరియల్ మిషన్ ఆస్పత్రిని హయ్యర్‌గ్రేడ్ నర్సింగ్ మంత్రసాని కోర్సుల శిక్షణ కేంద్రంగా రాష్ట్రప్రభుత్వం గుర్తించినట్లు ప్రకటించబడింది. హైదరాబాద్‌నర్సులు, మంత్రసానులు, విజిటర్ల కౌన్సిల్ నిర్వహిస్తున్న రిజిష్టర్‌లో ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన వారి పేర్లను నమోదు చేసు కుంటారు.

ఆస్ట్రేలియా గవర్నర్-జనరల్ మృతి

కాన్‌బెర్రా, ఫిబ్రవరి 3:—

ఆస్ట్రేలియా గవర్నర్—జనరల్ లార్డ్ డన్‌రోసిల్ నిన్నరాత్రి కాలధర్మం చెందారు.

జకార్తా, ఫిబ్రవరి 3:—

ఇండోనేషియాకు చెందిన రెవోచిటంగాదీవిలో కొండ విరిగి మీదపడడంవల్ల 36 మంది చనిపోయారు.

ఉపగ్రహాల ప్రయోగానికి యూరప్‌దేశాల సమష్టి కృషి

స్ట్రాస్‌బోర్గ్, ఫిబ్రవరి 3:—

యూరప్‌దేశాల సమష్టి ప్రయత్నాల ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి రూపొందించిన 'పంచవర్ష పథకాని'కయ్యే 19.6 కోట్ల డాలర్ల ఖర్చులో మూడవవంతువరకు భరించడానికి బ్రిటన్ ముందుకు వచ్చింది. ఉపగ్రహాల ప్రయోగానికి పరిశోధనలు సాగించడానికి 10 రాజ్యాలతో ఒక సంఘం ఏర్పాటయింది. బ్రిటన్ ప్రతిపాదనను ఫ్రాన్సు కూడా బలపరచింది.

సుశిక్షితులైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవశ్యకత

—శ్రీ సాదిక్‌అలీ సూచన

భోపాల్, ఫిబ్రవరి 3:—

అఖిలభారత కాంగ్రెసు ప్రధానకార్యదర్శి శ్రీ సాదిక్ ఆలీ నేడిక్కడ మధ్యప్రదేశ్ జిల్లాల కాంగ్రెసు అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలో ప్రసంగిస్తూ, కాంగ్రెసు సంస్థను ఆలముకొన్న దౌర్బల్యాన్ని పోగొట్టడానికి, విద్యావంతులైన సుశిక్షితులైన నిర్మాణదక్షులైన కార్యకర్తలు ఎంతోమంది అవసరమని ఉద్ఘాటించారు.

కాంగ్రెస్‌సంస్థ ఆచరణయోగ్యమైన ఆదర్శవాదాన్ని స్వీకరించినదని, ఈ ఆదర్శంతోనే ఆది మన జాతీయ ఆర్థిక సాంఘిక సమస్యలను పరిష్కరించడానికి ఆహర్నిశలు కృషిచేస్తున్నదని ఆయన అన్నారు.

అయితే కాంగ్రెస్ ఆదర్శాలను ఫలవంతం చేయదగిన విద్యావంతులు కార్యకర్తలు లేనందువల్ల, కాంగ్రెస్‌సంస్థ బలహీనపడిపోతున్నదని, కాగా నిర్మాణదక్షులైన విద్యావంతులైన కార్యకర్తలు ఎంతోమంది ఎందుకు రావాలని ఆయన అన్నారు.

ఆయన తన ప్రసంగంలో, ప్రజాస్వామ్యం ప్రత్యక్షంగా, కాంగ్రెస్‌సంస్థలోని ప్రస్తుత ముఠాల అస్తిత్వాన్ని గురించి పేర్కొంటూ, ఇది సంస్థను దుర్బలపరచే లక్షణమని, యింతమందు ప్రతిరాష్ట్రంలోను యీ ముఠాలు వున్నప్పటికీ, కాంగ్రెస్ బలంగా వుండడం లేదని దానికి కారణం దాని ఆదర్శబలమేనని వక్కాణించారు.

కాంగ్రెస్ సంస్థకు, పార్లమెంటరీ కార్యకలాపాలకు మించి, వేరే యింకొక బలమైన నిర్మాణశాఖ అవసరమా, కాదా అనే సమస్య ఇటీవల కొన్నినాళ్లనుంచి,కొన్నేళ్లనుంచి కాంగ్రెస్ వాదులను సతమతంచేస్తున్నదని పేర్కొంటూ ఆయన ఇలా వివరించారు :

"చక్కగా పరిణతిపొందిన ప్రజాస్వామిక దేశాలలో రాజకీయపక్షాని కొక నిర్మాణశాఖ వుండవలెననేప్రశ్నకు అంత ప్రాధాన్యం వుండదు. కాని ప్రజాస్వామికవ్యవస్థ యింకా రూపరేఖలు దిద్దుకొంటున్న భారతదేశంవంటి దేశాలలో, ఈశాఖ ఆత్యవసర మనిపిస్తుంది. ప్రజలకు రాజకీయ సిద్ధాంతాలు ప్రజాస్వామిక ఆదర్శాలు బోధించాలంటే ప్రచారం ఆంటూ జరగవలసి వుంటుంది. కనక రాజకీయపార్టీలకు నిర్మాణశాఖ అవశ్యం అవసరమే."

ప్రస్తుతం మనదేశంలో సాంఘికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, సాంకేతికంగా విప్లవం కొనసాగుతున్నదని, కాని కొందరు కాంగ్రెస్ వాదులకు యిలాంటి విప్లవ పరిణామాలు జరుగుతున్నవనే విషయమే స్ఫురణకు రావడంలేదని, ప్రస్తుత ప్రపంచపరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామికమంటే ఆర్థిక సాంఘిక విప్లవాల రూపం తప్ప అన్యంకాదని శ్రీ సాదిక్ ఆలీ ఉద్ఘాటించారు.

ప్రభుత్వం తలపెట్టిన సహకార, స్వాతంత్ర్య జీవిత విధానాలే క్రమంగా ప్రజల ఆచరణలోనికి వచ్చినపుడు, భారతదేశ గ్రామీణజీవితం పూర్తిగా విప్లవీకరింపబడుతుందని, కాగా ప్రజలకు ఒక నూతన విధమైన జీవితం జీవితంపట్ల ఏర్పడుతుందని ఆయన తెలిపినారు.

అందువల్ల ప్రస్తుతం దేశంలో అంతర్యాపినా ప్రవహిస్తున్న పరిణామాలను అవగతంచేసుకొని కాంగ్రెస్‌వాదులు ఈ విప్లవ పరిణామదశలో, తమ తమ బాధ్యతలను నెరవేర్చాలని ఆయన ఉద్బోధించారు.

పదేండ్లనుంచి అధికారంలోవున్న కాంగ్రెస్ వాదులు స్వప్రయోజనంగా ఆధికారంనుంచి వైదొలగవలెనన్న ప్రతిపాదన, కాంగ్రెస్ వర్కింగు కమిటీ సమావేశంలో బహుశః చర్చకు రావచ్చునని శ్రీ సాదిక్ ఆలీ సమావేశానంతరం, విలేఖరుల సమావేశంలో నేడిక్కడ సూచించారు.

కాంగ్రెస్ సంస్థను పటిష్టవంతం చేయడానికై కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ సూచన చేశారు కనుక సహజంగా దీనిని వర్కింగు కమిటీ పరిశీలించవచ్చునని ఆయన అన్నారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ రానున్న సాధారణ ఎన్నికలలో తనకుతానై పోటీ చేయగలదని, ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకోబోదని ఆయన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.

దారువావద్ద ఆశ్రమం అగ్నిపాలు

ఉద్రేకపూరితమైన జనసమూహం చర్య

ఖరగ్‌పూర్, ఫిబ్రవరి 3:—

మిద్నాపూర్‌జిల్లా దారువావద్ద ఒక ఆశ్రమానికి ఉద్రేకపూరితమైన జనసమూహం నిప్పంటించింది. ఆశ్రమం పూర్తిగా తగులబడిపోయింది. వారు నేటి ఉదయం ఇక్కడికి చేరింది.

"ఆశ్రమానికి ప్రక్కనున్న రొట్టెలవాడు, [illegible] ఆశ్రమానికి [illegible] దేవతకు బలి [illegible] అనుమానించారు. [illegible] ఆశ్రమం [illegible] నిప్పుపెట్టారు. ఆశ్రమంలో [illegible] స్వామిని కొట్టారు. [illegible]'' అని [illegible]

శ్రీ శ్రీకృష్ణసిన్హా భక్తి విశ్వాసాలుగల వ్యక్తి

శ్రీ వినోబా భావే శ్రద్ధాంజలి

పూర్ణియా, ఫిబ్రవరి 2:—

డాక్టర్ శ్రీ కృష్ణసిన్హా భక్తివిశ్వాసాలుగల వ్యక్తి అని వారి మరణంపట్ల సంతాపాన్ని వెలిబుచ్చుతూ ఆచార్య వినోబా భావే బాలియా గ్రామంలో జరిగిన ప్రార్థనాసమావేశంలో నిన్న చెప్పారు. గత పలబడి సంవత్సరాలనుంచీ మరణించేవరకూ, దేశసేవలో శ్రీ సిన్హా నిమగ్నులైయున్నారనీ, బీదప్రజలపట్ల వీరికి సంపూర్ణ సానుభూతి ఉండేదని వినోబాజీ ఈ సందర్భంలో తెలియజేశారు.

తటస్థంగా ఉండడం లావోస్‌కు సాధ్యమేనా?

తన కా నమ్మకం లేదని థాయిలెండు ప్రధాని ఫీల్డుమార్షల్ సంత్ ధనరాట్ ప్రకటన

ఆంధ్రప్రభ విలేఖరి) బాంకాక్, ఫిబ్రవరి 3:—

లావోస్‌రాజ్యం నిజమైన తటస్థదేశంగా రూపొందే పక్షంలో తామెంతో సంతోషించగలమని, కాని అది ఎంతవరకు సాధ్యం కాగలదనే అనుమానం పీడిస్తున్నదని థాయిలెండ్ ప్రధాని ఫీల్డుమార్షల్ సంత్ ధనరాట్ నిన్న యిక్కడ ప్రకటించారు.

పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి "దేశమేదైనా తటస్థంగా ఉండదలచినప్పుడు, ఆ దేశం ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉండడం అవసరమని ఆయన అన్నారు. తటస్థరాజ్యంగా ఉండిపోవాలనుకున్న దేశానికి సంపూర్ణరాజకీయ స్వాతంత్ర్యం అవసరమని, అట్లే తటస్థవిధానాన్ని ఇతరులు ఉల్లంఘించకుండా ఉండడానికి ఇతర విదేశాల గౌరవాన్ని పొందడంకూడా అవసరమని థాయిలెండ్ ప్రధాని స్పష్టం చేశారు.

తటస్థ రాజ్యంగా వ్యవహరించడానికి కావలసిన ప్రాథమిక లక్షణాలు లావోస్‌కు ఎంతవరకు ఉన్నవి అని ఫీల్డుమార్షల్ సంత్ ధనరాట్ ఎదురు ప్రశ్న వేశారు.

లావోస్‌లో స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలుగా ఆగ్నేయాసియా కూటమినుండి థాయిలెండు తప్పుకోవడం మంచిదికాదా అని ఒక విలేఖరి ప్రశ్నించగా ఆయన యిలా సమాధానమిచ్చారు :

"థాయిలెండ్, ఫిలిప్పైన్సు వంటి చిన్న దేశాలు తమవాదాన్ని ఇతరులకు వినిపించడానికి నానా హంగామా చేయవచ్చు. ఇంతకుమించి మరేమీ ఉండదు. ఆసియావ్యవహారాలను నిర్ణయించడానికి ఆసియాదేశాలకు ప్రముఖపాత్ర ఉండాలనేది దీనివెనుక దాగిఉన్న సత్యం.''

పాథెట్‌లావో, వియత్‌మిన్ దళాలు లావోస్‌లో ఏర్పరచుకున్న స్థావరాలు, వియత్‌మిన్ సైనికుల పేర్లు, ఫోటోలు ఉన్న డాక్యుమెంట్లు గతనెలలో పట్టుబడిన ఒక పాథెట్‌లావో సైనికునివద్ద లభించాయని థాయిలెండ్ ఉపప్రధాని, రక్షణమంత్రి అయిన జనరల్ థానోమ్ కిట్టికాచోరన్ నిన్న ప్రకటించారు. జనవరి 24 వ తేదీన ఈ పాథెట్‌లావో సైనికుడు పట్టుబడ్డాడని ఆయన అన్నారు.

ఇంతకుమించి వివరాలను థాయిలెండ్ రక్షణమంత్రి వెల్లడిచేయ నిరాకరించారు.

లావోస్‌లో యుద్ధ తీవ్రత

జౌనోమ్ సేనలు పురోగమిస్తున్న వైనం

సియాన్‌టియాన్, ఫిబ్రవరి 3 —

జార్స్‌మైదానానికి దాపుగా, పాథెట్ పరిధిర ప్రాంతాలలో జౌనోమ్ ప్రభుత్వ దళాలకు, వామపక్ష దళాలకు భీషణ సమరం సాగుతున్నట్లు వార్తలు తెలుపుతున్నాయి.

గాయపడ్డ సైనికులు అనేకమందిని హెలికాప్టర్ ద్వారా నేటి ఉదయం రాజధానికి తీసుకు వచ్చారట. నిన్నటిదినం పాథెట్‌ను వశపర్చుకొన్న జౌనోమ్ ప్రభుత్వ దళాలు, ఎంతటి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొనవలసివస్తున్నప్పటికీ, వెనుకడుగు వెయ్యకుండా జార్స్‌మైదానం వైపు పురోగమిస్తూనే ఉన్నాయని శ్యాంగ్వా-ఖాజధానికి జేరిన వార్తలు తెలుపుతున్నాయి.

పాథెట్‌కు దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో మువాంగ్‌కాసేవద్ద ఉభయపక్షాల వారికి ప్రస్తుతం తీవ్రంగా పోరుసాగుతున్నది.

లావోస్‌లో మరి రెండు అమెరికన్ విమానాల కూల్చివేత

మాస్కో, ఫిబ్రవరి 3:—

లావోస్‌లో మరిరెండు అమెరికన్ విమానాలను వామపక్ష దళాలు నేలకూల్చివేసినట్లు, మరొక విమానం దెబ్బతిన్నట్టు ఉత్తర వియత్నాం రాజధాని హనోయ్‌నుంచి జేరిన వార్తలు తెలుపుతున్నవని టాస్ వార్తాసంస్థ నేడు ప్రకటించింది.

జార్స్‌మైదానానికి వెళ్లే కీలకమార్గాలలో ఒకమైనసాల్ఫ్ షుహాన్‌కు ఉత్తరంగా ఈ విమానాల్ని నేల కూల్చివేయబడినాయట.

వామపక్షదళాలు తీవ్రమైన ఎదురుదెబ్బలు తీయడంతో జార్స్‌మైదానంవైపు జౌనోమ్ ప్రభుత్వ దళాల పురోగమనం ఆగిపోయినట్లు కూడా 'టాస్' [illegible]

బాధ్యతలను యిప్పుడే స్వీకరించడంలేదు

కంబోడియాలో సౌవన్నఫౌమా ప్రకటన

ఫ్నాంపెన్, ఫిబ్రవరి 3:—

లావోస్‌లో తటస్థ ప్రభుత్వాధినేత బాధ్యతలను స్వీకరించడానికి ఇప్పుడిప్పుడే ఆదేశానికి పోవాలనే ఉద్దేశ్యం తనకులేదని కంబోడియాలో నివసిస్తున్న మాజీ ప్రధాని సౌవన్నఫౌమా నేడు ప్రకటించారు. పాథెట్‌లావో, కాప్టెన్ కాంగ్‌లీ దళాల స్వాధీనంలోఉన్న ఉత్తర.లావోస్ ప్రాంతానికి సౌవన్నఫౌమా తిరిగి రాగలరని ఉత్తరవియత్నాంనుండి వెలువడిన వార్తలపై వ్యాఖ్యానిస్తూ ఆయన పైవిధంగా అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో లావోస్‌లో నివాసమేర్పరచుకోవడం తన కిష్టంలేదని, వివిధ దేశాల రాయబారులను కలుసుకోడానికి కంబోడియాలో తనకు వీలున్నదని, తద్వారా తనదేశానికి ఎక్కువ సేవచేయడానికి సాధ్యంకాగలదని సౌవన్నఫౌమా అన్నారు. తనప్రభుత్వంపట్లవిశ్వాసంగల సేనలఆధీనంలో ఉన్న లావోస్ ప్రాంతాలను త్వరలో దర్శించదలచినట్లు సౌవన్నఫౌమా ప్రకటించారు. లావోస్‌నుండి తిరిగి వచ్చిన అనంతరం కంబోడియా ప్రభుత్వాధినేత నరోదమ్ సిహనౌక్‌తో సంప్రతింపులు జరుపగలనన్నారు.

లావోస్‌పై అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన ప్రస్తావించి అలాంటి సమావేశంజరుగగలదనిఆశిస్తున్నాననిఆయన అన్నారు.

చైనా ప్రకటన

పెకింగు, ఫిబ్రవరి 3.—

ప్రిన్సు బౌనోమ్ పతవాదపక్ష సైన్యాలు తటస్థప్రభుత్వ ప్రధాని సౌవన్నఫౌమా సైన్యం ఓడించడం ద్వారానే లావోస్ సమస్య పరిష్కారం కాగలదని, ఇది తప్ప మరొక పరిష్కారమార్గం లేదని చైనా విదేశాంగమంత్రి మార్షల్ చెన్‌యీ నేడిక్కడ ప్రకటించారు.

బహిరంగసభలో మార్షల్ చెన్‌యీ చేసిన ప్రసంగాన్ని నవచైనావార్తాసంస్థ ప్రకటించింది.

అణుశక్తి విషయంలో ఇండియా ముందంజ

డాక్టర్ హెచ్. జె. భాభా వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 2:—

అణుశక్తి ఉత్పత్తి కార్యక్రమం విషయంలో ఇండియా సాధించిన అభివృద్ధిని అణుశక్తిసంఘాధ్యక్షుడైన డాక్టర్ హెచ్. జె. భాభా ఇవాళ వివరించారు.

ఇక్కడ జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఇండియా ఏ స్థాయిని చేరుకున్నదో ఆయన వివరించారు. 1965 లో తారాపూరులో మొట్టమొదటి అణు విద్యుత్కేంద్ర నిర్మాణం పూర్తి అయిందంటే, "మూడవ ప్రణాళికలో ఇటువంటి ప్రాజెక్టులకు కొందర్ని మనం పిలువవలసి వుంటుందని నేను అనుకోను'' అని ఆయన తెలియజేశారు.

చిన్నతరహా అణు విద్యుత్‌కేంద్రాలను నిర్మించగల స్థితిలో అణుశక్తి సంఘం యిప్పటికే వున్నదనికూడా ఆయన అన్నారు. అయితే, ఈ చిన్నతరహా అణువిద్యుత్ కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్మించాలి అనే విషయములో ఇంకా ఏ నిర్ణయమూ జరుగలేదు. మూడువందలకిలోవాట్ల శక్తికల పెద్ద విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఒక్కసారిగా ఎవ్వరూ నిర్మించలేరు. అందువల్ల ప్రపంచమంతటినుండి కొందర్నను పిలువటం జరిగింది.

ఉపయోగించబడిన యింధనమూలపదార్థముల నుండి ప్లూటోనియం తిరిగి రాబట్టడానికి గాను ట్రాంబేలో ప్రయోగాత్మక కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు ఆయనతెలియజేశారు. ఈ కర్మాగారానికి సంబంధించిన యంత్ర విభాగాలను సాధ్యమయినంత వరకు ఇండియాలోనే తయారు చేయాలని నిర్ణయించారు. 1963 తొలిరోజుల నాటికి ఈ కర్మాగారం మామూలుగా పనిచేస్తూ వుంటుందని భావిస్తున్నారు.

అణుశక్తిని శాంతియుతప్రయోగాలకు వినియోగించేవిషయంలో సోవియట్ యూనియన్ తో ఒక ఒప్పందంపైన రాబోయే కొద్దిమాసాలలో సంతకాలు జరుగుతాయనికూడా ఆయన తెలియజేశారు. సోవియట్ కర్మాగారాలలో భారతీయ శాస్త్రజ్ఞులకు శిక్షణ కూడా యిస్తారు. అయితే, అణుశక్తి సంఘానికి సాలినా అవసరమయ్యే జూనియర్‌శాస్త్రజ్ఞులలోకొద్దిమందిని మాత్రమే విదేశాలకు పంపడం జరుగుతున్నదని కూడా ఆయన తెలియజేశారు.

ఇండియాలో అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఎంత ఖర్చు అవుతుందో ఆయన వివరాలు ఏవీ తెలియజేయక పోయినప్పటికీ అణువిద్యుచ్ఛక్తి ఉత్పత్తి ఆర్థికంగా లాభదాయకం కాదంటూ, కొందరు పశ్చిమ దేశాలవారు చేస్తున్న వాదనను డాక్టర్ భాభా ఖండించారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాలలో అణువిద్యుచ్ఛక్తి ధరకు మామూలు విద్యుచ్ఛక్తి ధరకు తేడా ఆట్టే లేదని ఆయన అన్నారు. చాలాదూరాన్నుండి బొగ్గును రవాణా చేయవలసి వున్నది. 10, 15 ఏండ్ల తరువాత అణువిద్యుచ్ఛక్తి మనకు అవసరమవుతుందనీ, అందువల్ల ధర అనేది అత్యంతప్రధానమయిన విషయం ఏమీ కాదనీ, ఆయన అన్నారు. ఇప్పటినుండి ప్రయత్నాలు జరిగితేనేగానీ, ఆ విద్యుచ్ఛక్తిని మనం ఉత్పత్తి చేయలేమని కూడా ఆయన అన్నారు.మామూలుపద్ధతి విద్యుచ్ఛక్తి తయారు చేయటం కంటే అణువిద్యుచ్ఛక్తిని ఉత్పత్తిని తయారుచేయటం ఖరుతో కూడిన పని అయిన ఈరోజులలోనేఅణువిద్యుచ్ఛక్తిఉత్పత్తికి బ్రిటన్ వంటి దేశాలు పూనుకున్నవని కూడా ఆయన తెలియజేశారు.

అణుశక్తిని శాంతియుత కార్యాలకు మాత్రమే వినియోగించడం ప్రభుత్వ విధానమని, డాక్టర్ భాభా మరొకసారి తెలియజేశారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3:—

ఏప్రిలు 24 నుంచి 29 వ తేదివరకు ఇక్కడ జరుగనున్న ప్రపంచ శాంతి సమితి విస్తృత సమావేశానికి 70 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. సమావేశానికి ప్రొఫెసర్ బెర్నాల్ అధ్యక్షత వహిస్తారు.

బీహార్ ముఖ్యమంత్రి నియామక సమస్య

శ్రీ సంజీవరెడ్డి ఫిబ్రవరి 6 న పాట్నాకు వెళ్లగలరట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2:—

బీహార్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ కృష్ణసిన్హా మరణించినకారణంగా ఆయన స్థానే ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని నిర్ణయించడానికై కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి ఫిబ్రవరి 6న పాట్నాకువెళ్ళనున్నారు. ప్రస్తుతం పరిపాలనావ్యవహారాలను నిర్వహించడానికి శ్రీ దీప్ నారాయణసింగ్‌ను ముఖ్యమంత్రిగా బీహార్ గవర్నర్ తాత్కాలికంగా నియమించారు.

నెల్లూరు, ఫిబ్రవరి 3 :—

గత ఆయిదు రోజులుగా నెల్లూరు రైల్వే స్టేషనులో త్రాగే మంచినీరులేదు. రైల్వేప్రయాణికులు చాలా ఇబ్బంది పడా రు.

కరాచీలో భారతీయ విలేఖరులపట్ల ఆంక్ష

కరాచీ, ఫిబ్రవరి 3:—

నిన్నరాత్రి బ్రిటిష్‌రాణీ ఎలిజబెత్ గౌరవార్థం యివ్వబడ్డ విందు ఏర్పాటు చేయబడిన ఒకానొక విలేఖరుల సమావేశానికి, భారతదేశ పత్రికా ప్రతినిధులను హాజరుకానీయలేదు. ఈ సమావేశానికి రానీయని విదేశ పత్రికా ప్రతినిధులలో సోవియట్ న్యూస్ ఏజన్సీ టాస్, న్యూ చైనా వార్తాసంస్థకు చెందిన పత్రికావిలేఖరులు కలరు.

ఎలిజబెత్ విందులో దుస్సంఘటన

కరాచీ, ఫిబ్రవరి 3:—

నేటిరాత్రి యిక్కడ బ్రిటిష్‌రాణీ గౌరవార్థం కామన్వెల్తు హైకమిషనర్లు ఏర్పాటు చేసిన విందుకు యిక కొద్దినిముషాలకు ఎలిజబెత్, డ్యూక్ ఆఫ్ ఎడింబరోలు విందుకు వస్తారనగా, విందు స్థలంలో వేసిన గుడారం పూర్తిగా నేలకు ఒరిగిపోయింది. అందులోవున్న అతిథులను బయటకు తీయడం కష్టమైపోయింది. అంతకుముందు కొన్నినిముషాలకు విద్యుద్దీపాలన్నీ ఆరిపోయాయి.

కాంగో పరిస్థితి చక్కబరచడానికి తగు చర్యలపై అమెరికా పరిశీలన

లుముంబా విడుదల, సేనల నిరాయుధీకరణ, సర్వపక్ష ప్రభుత్వ స్థాపనావకాశాలపై మంతనాలు

కివూ రాష్ట్రంలో నైజీరియన్ సైనికులకు కాంగోలీస్‌కు మధ్య తీవ్ర పోరాటం

వాషింగ్టన్, ఫిబ్రవరి 3:—

కాంగో పరిస్థితిని చక్కపరచడానికి తీసుకోదగు వివిధచర్యలను గురించి అమెరికన్ ప్రభుత్వం నేడు చర్చిస్తున్నదని ప్రభుత్వోద్యోగులు నేడు అన్నారు.

నిర్బంధంలోవున్న లుముంబా విడుదల అటువంటి చర్యలలో ఒకటి అని దౌత్యవర్గాలవారు సూచించారు.

కాంగో సమస్యతో సంబంధంగల ప్రభుత్వాల మధ్య వాషింగ్టన్‌లోను, మిత్రరాజ్యసమితిలోను కూడా సంప్రతింపులు జరుగుతున్నాయి.

లుముంబా వర్గం సహా సర్వపక్ష ప్రాతినిధ్యం గల విస్తృత ప్రభుత్వాన్ని కాంగోలో ఏర్పాటు చెయ్యడం పట్ల అమెరికన్ ప్రభుత్వం కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నదని ఈ ఉద్యోగులు అన్నారు.

అమెరికావిధానంలో తలపని తలంపుగా మార్పు జరగడానికి గల అవకాశాలను గురించి చర్చించడానికి అమెరికన్ ప్రభుత్వోద్యోగులు నిరాకరించినప్పటికీ, అక్కడి పరిస్థితిని చక్కబరచడానికి తగుచర్య అప్పుడే రూపొందుతున్నదనే వారి వ్యాఖ్యానాలు స్పష్టంగా సూచించాయి.

ఆఫ్రికన్ వ్యవహారాల ఉపవిదేశాంగమంత్రి శ్రీ మెన్నెన్ విలియమ్స్ త్వరలో కాంగోతోసహా ఆఫ్రికాలో పర్యటించ గలరని విదిత మవుతున్నది.

కాంగోలోని సైనికదళాల అన్నిటి నిరాయుధీకరణకు, శ్రీ లుముంబాసహా రాజకీయ నిర్బంధితు లందరి విడుదలకు, ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ ప్రాతినిధ్యంతో విస్తృతమంత్రివర్గం ఏర్పాటుకు వీలుగా ఒక జాతీయసభ జరిపించడానికి అవకాశమిచ్చే చర్యలను గురించి యోచన జరుగుతున్నదని 'వాషింగ్టన్ పోస్ట్' పత్రిక వ్రాసింది.

కాంగో విషయమై అమెరికా యితర ప్రభుత్వాలతో సంప్రతిస్తున్నమాట నిజమని విదేశాంగశాఖ నేడు ధ్రువపరిచింది.

"మిత్రరాజ్యసమితి తగుచర్య తీసుకొనడానికి వీలుగా నేరేర్వేరు ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కోసమే ఈ సంప్రతింపులు జరుగుతున్న''వి విదేశాంగశాఖ ప్రకటించింది.

శ్రీ లుముంబాను గురించి ప్రశ్నించగా "ఈ చర్చలలో ఆసమ్ కొంత కూడా వున్నది" అని విదేశాంగశాఖ ప్రతినిధి శ్రీ లింకన్ వైట్ అన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశం

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 3 :—

కాంగోలీస్ నాయకులు ఏర్పాటుచేసిన పాఠశ్య సంఘ సమావేశం ఫిబ్రవరి 15 న కాటంగాలోని కామినాలో కాంగోలీస్ రౌండ్‌టేబుల్ సమావేశం జరిపించడానికి నిర్ణయించినట్లు నేడు యిక్కడ ప్రకటించ బడింది.

లుముంబా పట్ల అభిమానంకల పక్షాల ప్రతినిధులు నిన్నటి సమావేశానికి హాజరైనారు. వీరంతా 'సమష్టి' ధోరణిలో మాట్లాడడానికే నిశ్చయించుకొన్నట్లు కనిపించిందట.

లియోపాల్డ్‌విల్లీ ప్రభుత్వం తరఫున, కాసావుబు రాష్ట్రంతోను లుముంబాకు వ్యతిరేకంగా ఒక ఒడంబడిక చేసుకోనిదే తాను రౌండ్‌టేబుల్ సమావేశానికి రానని కాటంగా ప్రెసిడెంట్ శ్రీ మొయిసె షోంబీ ఈ వారారంభంలో ప్రకటించాడు.

ఇదేసమయంలో బెల్జియం, కాంగోలమధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగో కమీషనర్ల కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిన్ బొంబాకో బెల్జియం కాంగోల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణపై ఒక ప్రకటన చెయ్యవచ్చు ననుకొంటున్నారు.

కాంగోతో దౌత్య సంబంధాల పునరుద్ధరణను తాము ఆశిస్తున్నామని బెల్జియం విదేశాంగమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు నేడు రాయిటర్ విలేఖరితో అన్నారు.

కిండూలో సంఘర్షణ

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 3 :—

కివూ రాష్ట్రంలోని కిండూలో సమితి నైజీరియన్ దళాలకు, లుముంబా అభిమానులైన [illegible]

కాంగోలీస్ దళాలకుమధ్య తీవ్రపోరాటం జరిగిందని కాంగోలీస్ సైనికులు సుమారు 1500 మంది 200మంది నైజీరియన్‌సైనికులను చుట్టుముట్టారని సమితి ప్రతినిధి ఒకరు నేడు అన్నారు.

ఈ సంఘర్షణలో ఒక నైజీరియన్ లెఫ్టినెంట్ నిహతుడైనాడు. నలుగురు గాయపడ్డారు. కాంగోలీస్ సైనికులకు కలిగిన నష్టమెంతో తెలియలేదు.

నిన్నరాత్రి కాంగోలీస్ సైనికులు తప్పతాగి సంఘర్షణకు తలపెట్టిన సందర్భంలో ఆరుగురు సైనికులు కాల్చివేయ బడడంతోనే పోరు ప్రారంభమై, నేటిమధ్యాహ్నంకూడాకొనసాగుతూవుంది.

నైజీరియన్ సైనికులు వచ్చినది మొదలు ఒకసారి బుకావులోను ఒకసారి మనోనోలోను కూడా కాంగోలీస్ సైనికులతో సంఘర్షణలకు తలపడుతూనే వున్నారు.

కాటంగా ప్రెసిడెంట్ షోంబే, దక్షిణ కాసై రాష్ట్రం ప్రెసిడెంట్ శ్రీ కలోంజీలు నేడు పరస్పరంగా సైనిక సహకారం నెరపుకొనడానికి వీలుగా ఒక ఒడంబడిక చేసుకొన్నారు.

లెజిస్లేచర్ పార్టీలో నెహ్రూ సూచన

(1వ పేజీ తరువాయి)

త్యాన్ని పెంపొందేది అని అర్థమా ? లేక అనైక్యతను పెంపొందించేది అని అర్థమా ? దీని వెనక ఎవరు వున్నారో, లేదా దీన్ని ఎవరు ప్రారంభించారో నాకు అర్థం కావడంలేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక పంటు ఆంటూ ఏలావుండగలు ఉంది? అలాగవుండడానికి గల హక్కు ఏమిటి?'' అని నెహ్రూ ప్రశ్నించారు.

సంతకాల సేకరణ ఉద్యమాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రధాని నెహ్రూ, దీనికి వెంటనే స్వస్తి చెప్పక తప్పదని, యిటువంటి ప్రయత్నం ఎప్పుడూ తలపెట్టరాదని, దానిని ఎవరూ అంగీకరించజాలరని నొక్కి వక్కాణించారు. సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి బదులు శాసన సభ్యులు సమావేశమై ప్రభుత్వవిధానాన్ని గురించి, పద్ధతులను గురించి చర్చించుకోవాలని ఆయన సలహా యిచ్చారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ తరుచుగా సమావేశంకాకపోవడం, లేదా అది ఎప్పటికప్పుడు సమావేశం కావలసివుంటుందో ఆ ప్రకారం సమావేశం కాకపోవడం తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని ప్రధాని నెహ్రూ అన్నారు. లెజిస్లేచర్‌పార్టీ సమావేశాలను ఏర్పాటుచేయడానికి శాసనసభ పార్టీ నాయకుడు ఎందుకు విఫలుడవుతున్నారో తమకు బోధపడటంలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో ప్రధానినెహ్రూ ప్రసక్తప్రసక్తంగా కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ సమావేశాలు తాము తరుచుగా ఏర్పాటుచేస్తూ వుంటామనీ, వారానికి ఒకసారి, లేదా అవసరమైతే రెండుసార్లయినా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు జరుగుతూ వుంటాయనీ, కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ మౌలిక విధానాలను రూపొందించే శాసనాలను, పద్ధతులను సాకల్యంగా, సావధానంగా, స్వేచ్ఛగా చర్చించడానికి సభ్యులకు అవకాశం వుంటున్నదనీ, ఈ పద్ధతి అవశ్యం అవలంబనీయమనీ, ఇలాగ తరుచు జరిగే సమావేశాలవల్ల చర్చలు చక్కగా కొనసాగి సత్ఫలితాలు సాధించగలు తాయని అన్నారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ ఒక పాఠశాల వంటిదని, విధానాలమీద, సిద్ధాంతాలమీద అక్కడ జరిగే చర్చలు, పార్టీసభ్యుల అభిప్రాయాలు, ఉపన్యాసాలు ఎంతో ఉపకరించగలవని శ్రీ నెహ్రూ ఉద్ఘాటించారు.

వ్యాయామ పోటీలలో నెహ్రూ ఉద్బోధ

(1 వ పేజీ తరువాయి)

పెంపొందితే దాని కనుగుణంగా మనస్సు వికసించగలదని, ఫలితంగా దేశాభ్యుదయానికి కృషి సాధ్యం కాగలదని వివరించారు. ఆటలవల్ల పరస్పర సహకారం పెంపొందగలదని, పోలీసులకు ఇది చాల అవసరమని శ్రీ నెహ్రూ పేర్కొన్నారు.

క్రీడోత్సవాలలో పాల్గొనే పోలీసులు గెలుపు సాధించడానికి ప్రయత్నించాలని, కాని గెలుపు కోసం అన్నిటిని పణంగా ఒడ్డడానికి సిద్ధపడడం మంచిదికాదని శ్రీ నెహ్రూ సూచించారు. పోలీసుల క్రీడోత్సవాలను ప్రారంభించడం తనకెంతో ఆనందదాయక మన్నారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇన్స్‌పెక్టర్ జనరల్ ప్రధాని నెహ్రూకు స్వాగతం చెపుతూ ప్రసంగించారు. స్వతంత్ర భారత దేశంలో పోలీసులు ప్రముఖపాత్రను నిర్వహించవలసి ఉంటుందని ఆయన అన్నారు.

ఫతేమైదాన్ స్టేడియమ్‌వద్దకు రాగానే ఇన్స్‌పెక్టర్ జనరల్ శ్రీ ఎ. కె. కె. నంబియార్, తదితర ఉద్యోగులు శ్రీ నెహ్రూకుస్వాగతమిచ్చారు.

ఆతరువాత పోలీసుల వందనాన్ని ప్రధాని నెహ్రూ స్వీకరించారు. అన్ని రాష్ట్రాలనుండి వచ్చిన పోలీసు జట్లు తమ పతాకాలను ఎగురవేశారు.

అడవి భూముల వ్యవహార పరిశీలన

ప్రత్యేక జిల్లా సంఘాలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వివరణ

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి) కార్వేటినగరం ఫిబ్రవరి 2:—

పెద్దగా చెట్లుపెరగడానికి యోగ్యంకాని అటవీప్రాంత భూములను రైతులకు పట్టాలివ్వాలని రాష్ట్రప్రభుత్వం అభిలషిస్తున్నదనీ, ఈ విషయమై పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సంఘాలను నియమించటం జరిగిందనీ ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య తెలియజేశారు.

గ్రామ గృహనిర్మాణ పథకాల క్రింద ప్రజలకు వెయ్యి రూపాయలుదాకా మంజూరు చేయడానికి జీవిత భీమా నిధులనుంచి ధనసహాయం చేయాలని కేంద్రాన్ని కోరా మన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యసన్నిహిత ఆరోగ్యమంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు ఇక్కడకు ఈమధ్య వచ్చారు.

రెండుగంటలసేపు మదరాసు బస్సు పనివారిసమ్మె

మద్రాసు, ఫిబ్రవరి 4:—

మదరాసురాష్ట్ర రవాణాశాఖ పనివారు, బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు నేటి ఉదయం 5—30 నుంచి 7—45 వరకు రెండుగంటలసేపు సమ్మె చేశారు. మధ్యాహ్నం మళ్లీ 11 గంటలనుంచి 12 గంటలవరకు పారిస్ కార్నర్‌నుంచి సెంట్రల్ స్టేషన్ వరకు బస్సులు నడువలేదు. ఒక బస్సు కండక్టర్‌కు కొందరు లా కాలేజీ విద్యార్థులకు జరిగిన తగాదా ఫలితంగా ఈ సమ్మె జరిగినట్లు తెలుస్తున్నది.

కాంగ్రెసు కార్యకర్తలకు నెలసరి జీతాలు

తమిళనాడు కాంగ్రెసు నిర్ణయం

మధురై, ఫిబ్రవరి 3:—

మద్రాసు రాష్ట్రమంతటా ప్రతితాలూకాలోను, ఎన్నికల నియోజక వర్గంలోను నెలసరి జీతాలపద్ధతిపై కాంగ్రెసు కార్యకర్తలను నియమించాలని తమిళనాడు కాంగ్రెసు తలపెట్టిందని ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్‌నాడార్ నేడిక్కడ వెల్లడిచేశారు.

కాంగ్రెసు కార్యకర్తలను [illegible] ప్రతిజిల్లాలోను సేకరిస్తారు. [illegible] జిల్లాలోని [illegible] సేకరించింది.

'భారత్' వారి

ప్రఖ్యాత

పేము కుర్చీలు



[illegible] ఎలా [illegible]

[illegible] తయారు. [illegible]

శ్రీ జయభారతం అండ్ కో (రిజిష్టర్డు)

182, [illegible] మద్రాసు 14.

[illegible]

JBA/1

నూతన వ్యాపార ప్రారంభోత్సవాహ్వానము

5—2—61 తేదీ ఉ. 9—00 గంటలకు మా ఆఫీసునందు జరుగు

నూతన వ్యాపార ప్రారంభమునకు

మరియు

శ్రీ లక్ష్మీ సరస్వతుల పూజకు

తామందరు విచ్చేసి ఎల్లరిపై తమ దయ కాంక్షితులై స్వీకరించి మమ్మానందింప చేయకోరుచున్నాము.

అమరా కృష్ణమూర్తి, కంతేటి మాధవరావు అండ్ కంపెనీ,

ఎగుమతి, దిగుమతి వ్యాపారము, కమీషన్ ఏజెంట్సు, ఎరువులు, అవిరాలు ఎన్నెరాల డీలర్స్.

మశీదు వీధి. :: :: విజయవాడ-1.

చేనేత పనివారికి మా శుభాకాంక్షలు.

మేము దారమేశిస్తాం! దారం బాగా తీసే చేనేత పనివారికి, కుట్టు పనివార్కి అందజేస్తాం..

RING YARN & CONE YARN



నూలే 10 నుండి 100 నెంబర్లు వరకు—కార్డింగు, కూంబింగుతో తయారు చేయబడింది.

—: సింగిల్ అండ్ డబుల్ :—

శ్రేష్టమైనవిగా చేనేత పనివారిచేతను, హొజియరీ మాన్యుఫాక్చరర్ల చేతను ప్రశంసింప బడ్డవి.

ఎందువల్లననగా మేము మేలిరకం దూదినే వాడతాము.

ఉన్నతమైన ప్రమాణములలో పురి, గట్టితనం, అంతటా ఒకేవిధంగా ఉండేట్టు తయారు చేస్తాము.

20 నుండి 2/60 నంబర్ల వరకు మేము స్పెషల్ హైజిక్ యారన్ కూడా వడుకుతాము.

THE VIJAYALAKSHMI MILLS LTD.

KUNIYAMUTHUR P.O. COIMBATORE. 8

PHONE: 2349 MANAGING AGENTS: GRAMS: SWADESHI

BALAKRISHNAN & CO. COIMBATORE

మెట్టూరు

మిల్లులు • లాంగ్‌క్లాత్

ప్రకటన

కృష్ణానదిలో ఈ దిగువ సుదహరించిన ప్రదేశములలోని యిసుకను త్రవ్వి తీసుకొను హక్కులకు ఆ యా ప్రదేశముల కెదురుగా తెలుపబడిన తేదీలలో వేలము వేయబడును.

ప్రదేశము	తేదీ, సమయము	వేలము వేయు స్థలము
1. కృష్ణాజిల్లాలో విజయవాడ మున్నివలు సరిహద్దులు ఎవనులకుదురు గ్రామ సరిహద్దులు	7—2—61 సా. 3 గం. లకు	విజయవాడపైపున కృష్ణారైల్వేబ్రిడ్జి వద్ద
2. సీతానగరము గ్రామ సరిహద్దులు	14—2—61 సా. 3. గం. లకు	సీతానగరం లాకు

వేలము పాడదలచినవారు రు. 100 లు దరావతు చెల్లించియే పాల్గొనవలయును. ఇతర షరతులు పాట కాలమున తెలుపబడును.

తన్నీరు అమృతరావు,

అసిస్టెంటు ఇంజనీరు, పి. డబ్ల్యు. డి., ఆర్. సి. సబుడివిజను, విజయవాడ.

టెండరు నోటీసు

కర్నూలు మునిసిపాలిటీ.

ఈ క్రింద సుదహరింపబడిన పనులకు సీలువేసిన టెండర్లు మునిసిపాలిటీచే సప్లయి చేయబడు నిర్ణీత ఫారములో మునిసిపల్ కమీషనరుగార్కి 1961 సం. ఫిబ్రవరి 14 వ తేదీ సాయంకాలము 4 గంటలవరకు పంపవచ్చును. ప్రతి పనికి సంబంధించిన టెండరు షెడ్యూలు రూ. 1—02 న. పై. కర్నూలు మునిసిపల్ ట్రెజరిలోగాని మనియార్డరు ద్వారా కాని చెల్లించి పొందవచ్చును. వచ్చిన టెండర్లు 14—2—1961 తేదీ సాయం కాలము గం. 4—15 లకు తెరువబడును.

వ.నెం.	పని వివరము	అంచనా మొత్తము రూ.	టెండరు డిపాజిటు మొత్తము రూ.
1.	కర్నూలు రైల్వేస్టేషన్ గేటునుండి ఐదు రోడ్ల జంక్షను వరకు సిమెంటు కాంక్రీటు రోడ్డువేయుటకు	22,500/—	1121/—
2.	మునిసిపల్ హెల్తు ఆఫీసు మరియు ఇంజనీయరు ఆఫీసు బిల్డింగు కట్టుటకు.	24,050/—	1203/—
3.	3" మరియు 4" సూయజ్ వాల్వులు దిప్యూటెడ్ కంపెనీలవల్లనే తీసికొనబడును.	2,000/—	100/—
4.	పిట్టరు బెడ్లను ఓవరుహాలింగు చేయుటకు.	19,500/—	975/—

ముఖ్యగమనిక :— డిపార్టుమెంటుద్వారా సిమెంటు, స్టీలు సప్లయి చేయబడి మునిసిపల్ ఇంజనీయరు నిర్ణయించిన ఖరీదు బిల్లునుండి మినహాయించబడును.

(2) యం. డి. ఎస్. ఎస్. నిబంధనలకన్నిటికి బద్ధులై యుండవలెను.

(3) కంట్రాక్టర్లు రౌన్నిలు మధ్య ఏర్పడిన తేడాలు ఏర్పేయుడల సూపరింటెండింగు ఇంజనీయరుగారు చేయు పరిష్కారమునకు బద్ధులై యుండవలెను.

కమీషనరు.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలు దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ కౌరి రామయ్యగారి కుమారుడు నరసింహారావు, పెదపాలెం	11—00
శ్రీ ఒంకదార ముత్యాలు సెట్టి, కొ. కోటపాడు	10—00
శ్రీ కన్నేపల్లి వెంకట లక్ష్మీనరసింహం, చల్లపల్లి	5—00
శ్రీ వారం వెంకటరావు, ఈడుపల్లి	5—00
పండిట్ చతుర్వేదుల సూర్యనారాయణశర్మ, ఫిరంగిపురం	5—00
శ్రీ వై. సుబ్రహ్మణ్యేశ్వరశర్మ, చిలకలూరిపేట	5—00
శ్రీ ఎ. రామయ్య, కోదాడ	5—00

రూ. 2—00 లు విరాళమిచ్చినవారు :— దామెర శేషావతారం, అల్లవరపు లక్ష్మీనారాయణ, అండ్ సన్స్. ఓ. అచ్యుతరాజు

రూ. 1—00 లు విరాళమిచ్చినవారు :— అప్ప దాసు, సి. వి. రామన్న, ఎ. ఆర్. విశ్వనాథం, డి. ఆర్. రామగోపాలం, రాచేటి నాగభూషణం, ఎన్. వి. రంగారావు గార్లు.

పిల్లి సూర్య	0—85
మంచా లక్ష్మీనారాయణ	0—25
నిన్నటివరకు విరాళాలయిన మొత్తం :	1,38,595—21
మొత్తం :	1,38,654—31

ఆంధ్రప్రభ భద్రాద్రి రామాలయనిధి విరాళముల వివరములు సోమవారం పత్రికలో వెలువడవు తిరిగి మంగళవారం ప్రకటించబడును.

—ఎడిటర్

కాంగ్రెసు పుట్టుపూర్వోత్తరాలు

(2 వ పేజీ తరువాయి)

త్రిప్పి పంపివేశారు. ఆయన అంతటితో పూరుకో లేదు.

ఆయన అమెరికన్ ప్రెసిడెంటు విల్సనుకు ఇండియా వేపు దుస్థితిని గూర్చి ఉత్తరములు కూడా పంపినారు. హోంరూలు నాయకు లయిన బిసెంటు, అరండేలు, వాడియాల నిర్బంధము వలనను, హోంరూలు ఉద్యమంపురి ఇంకా ప్రజ్వలించింది. మహమ్మదాలీ జిన్నాకూడా హోంరూలు సభలో చేరాడు. డాక్టర్ బిసెంటు ప్రభుత్వ మువారి ఉత్తరువులను గాని, 'నిగా'ను గాని, లక్ష్య పెట్టక తన నిర్బంధమునుండి 'న్యూ ఇండియా' పత్రికకు వ్యాసములు పంపుతూనే వున్నది. సి.కె. తెలాంగు, "న్యూఇండియా" పత్రికాసంపాదకత్వం వహించాడు. 'హిందూ' పత్రికా సంపాదకులు ఎ. రంగస్వామయ్యంగారుకూడా న్యూ ఇండియా పత్రికకు సహాయం చేస్తూండేది. సర్. సి. పి. రామస్వామయ్యరు హోంరూలు సభను స్థాపించే టందుకు తన శక్తి సామర్థ్యములనుపూర్తిగా విని యోగించారు. భారతదేశంలో రాజకీయాందోళనం అంతకంతకూ తీవ్రతర మవుతూ వచ్చింది. హోంరూలు నిర్బంధితులను విడిపించేటందుకు భారతదేశం సాత్వికనిరోధమును అవలంబింపవలెనా అనే విషయమును గూర్చి కాంగ్రెసు, ముస్లిమ్ లీగులు తమ సమిష్టిసమావేశములోచర్చించి అది ఎంతవరకుఉపయోగకరమో ఆలోచించి, ఆరుమాసములలో కాంగ్రెసు కార్యదర్శులకు తెలుపవలసిందని రాష్ట్రీయ కాంగ్రెసు సంఘములను, ముస్లింలీగు కార్యనిర్వాహకులను, కోరబడ్డారు. పరిస్థితు లిలా ఉండగా మాంటేగు భారత రాజ్యాంగ కార్యదర్శిగా అధికారంలోకి వచ్చాడు. ఆయన భారతదేశమునుగూర్చి బ్రిటిషు ప్రభుత్వం వారవలంబింపనున్న నూతన విధానమును గూర్చి 1917 ఆగష్టు 25 వ తేదీని ఒక ప్రకటన చేశాడు. ఆ సెప్టెంబరు 16 వ తేదీని బిసెంటు ప్రభృతులు నిర్బంధం నుండి విడుదల అయినారు. అనంతరం మాంటేగు భారతదేశమునకు వచ్చి దేశంలో అయిదారు మాసములు సంచారములు చేసి, నాయకులతో మాట్లాడి పరిస్థితులను స్వయంగా గ్రహించి, వెళ్ళాడు.

1917 డిసెంబరులో కలకత్తా కాంగ్రెసుకు డాక్టరు బిసెంటు అధ్యక్షురా లయింది. అయితే బిసెంటుగారు మద్రాసునుండి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘమును వేరుచేయడానికి ఇష్టపడలేదు. అయినప్పటికి డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు మొదలగు మన ఆంధ్రనాయకుల కృషి ఫలితంగా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్ర కాంగ్రెసు అప్పటినుండి ఏర్పడింది. మాంటేగు భారతదేశమునకు వచ్చినప్పుడు హోంరూలు లీగు పున్న కాలమిది భారతదేశానికి స్వరాజ్యం కావాలని ప్రతి గ్రామంనుండి సంతకాలు చేసి పంపబడినవి. ఇటువంటి సంతకాలు చేసి పంపడం వలన గ్రామాలలో స్వరాజ్యోద్యమం వ్యాప్తి చెందుతుందని గాంధీగా రిచ్చిన సలహా ప్రకారం ఈ పని చేయడం జరిగింది.

1918 లో మాంటేగ్‌ఫర్డు సంస్కరణలు ఏర్పాటు చేయబడినవి. వాటి ప్రకారం భారతదేశంలో ద్వంద్వప్రభుత్వం అమలులోకి రావలసియున్నది. అనగా రాష్ట్రాలలో కొన్ని శాఖలు కేవలం ప్రభుత్వము వారి ఆధీనములో ఉంటవి. మరికొన్నిశాఖలు మన మంత్రుల అధికారములో ఉంటవి. కేంద్రంలో : ప్రజా ప్రతినిధుల కేమీ అధికారం లేదు. 1918 ఆగష్టులో ఈ సంస్కరణలను గూర్చి ఒక నిర్ణయానికి వచ్చేటందుకు బొంబాయిలో ఒక ప్రత్యేక కాంగ్రెసు జరిగింది. దానికి అధ్యక్షుడు హసన్ ఇమాం. అందులో మాంటేగ్‌ఫర్డు సంస్కరణలు అసంతృప్తికరంగానూ, అసంతృప్తికరంగానూ,పున్నవనిఖండించబడింది. అంతేకాక, రాష్ట్రములలో ద్వంద్వ ప్రభుత్వమును కేంద్రములో బాధ్యతాయుత ప్రభుత్వమును ఈ సంస్కరణలు ప్రవేశపెడుతున్నప్పుడు అది కాంగ్రెసుకు అంగీకారం కాదని, తీర్మానింప బడింది.

1918 డిసెంబరులో ఢిల్లీలో జరిగిన మహాసభకు కాంగ్రెసుకు పండిత మదనమోహన మాలవ్యా గారు అధ్యక్షత వహించారు. ఇదే సభలో ఆ కాంగ్రెసులో పునరుద్ఘాటించబడింది. అంతేకాక, రౌలట్టు కమిటీ నివేదికను పరిశీలించి, ఇండియా రక్షణ చట్టమును ఇంకా పొడిగించుట సూచనల చేయవలసిందని కూడా తీర్మానములు చేయబడ్డవి. ... స్వాతంత్ర్యం కావలెనని కూడా అభిప్రాయపడింది.

1919 నాటికి జలియన్ వాలాబాగ్ ... స్థితులలో వచ్చింది. 1918 నవంబరు 11 వ

నేపాల్‌లో 4 గురు భారతీయుల అరెస్టు

కరపత్రాలు పంచి ఆందోళన కలిగించజూచారని ప్రకటన

ఖాట్మండూ, ఫిబ్రవరి 3:— భారత దేశానికి చెందిన నలుగురు వ్యక్తులు యిటీవల ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, నేపాల్‌లో ప్రవేశించగా, నేపాల్ పోలీసులు వారిని అరెస్టు చేశారని నేపాల్ ప్రభుత్వం నేటి సాయంకాలం ప్రకటించింది. వారిపేర్లు అనుప్‌లాల్, పశ్వాల్, అతని కుమారుడు అశోక్‌కుమార్, విపిన్, అతని కుమార్తెలు రాంషాగాంధీ, కాంతి దేవి.

వీరు నలుగురు 'నేపాల్‌పై దాడి' అన్న శీర్షిక కల కరపత్రాలను పంచిపెడుతున్నారని అందుచేత పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని, నేపాల్ ప్రభుత్వ ప్రకటన తెలుపుతున్నది.

తాను, తన కొడుకు, కుమార్తెలు కలిసి నేపాల్ పైకి రానున్నట్లు పశ్వాల్ లోగడ ఒక నోటీసు కూడా ఇచ్చాడట.

చేనేత పరిశ్రమ

(2 వ పేజీ తరువాయి)

ప్రభుత్వం యిచ్చే మొత్తమును మాత్రంకాక్క ప్రభుత్వము చేనేత పరిశ్రమ అభివృద్ధికి యింత వరకూ ఖర్చుపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము తన బొక్కసము నుండి ఒకకానికూడాఖర్చు చేయక పోవుటయేగాక, సహకార రంగములో చేనేత శాఖకు నియమింపబడిన ఉద్యోగుల జీతాలను కూడా కేంద్ర ప్రభుత్వం యిచ్చే ఆర్థిక సహాయం నుండి రాబట్టుకుంటున్నారు.ఇది ఎంత మాత్రం న్యాయంకాదు. తమ సిబ్బంది ఖర్చులను ఈవిధంగా రాబట్టుకొను చున్నందున చేనేత అభివృద్ధి ప్రణాళికలు కుంటుపడుతున్న విషయాన్నిప్రభుత్వం గుర్తించాలి. 25 లక్షలప్రజలకు జీవనాధారంగా నున్న పరిశ్రమ అభివృద్ధికి తాము కూడా ఆర్థికంగా తోడ్పడవలసిన అవసరాన్ని, ధర్మాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం చేనేత ప్రణాళికలకు యిచ్చే పూర్తి మొత్తాన్ని అంగీకరించుటయేగాక, రాష్ట్ర ప్రభుత్వంకూడా సమాన మొత్తాన్ని యిచ్చి పరిశ్రమాభివృద్ధికి తోడ్పడాలి. ఆనాడు చేనేత ప్రణాళికా కమిటీ వారు సిఫారసు చేసినట్లు మూడవ ప్రణాళికకు 12.5 కోట్ల రూపాయలుసమకూరి,కమిటీ సిఫారసు చేసిన ప్రణాళికలు పరిపూర్తిగా నెరవేర గలవు.

భారతదేశము మొత్తముపై ఎక్కువ మగ్గాలు కలిగిన,, చేనేత సహకార ఉద్యమానికిగానిఆంధ్ర రాష్ట్ర ప్రథమస్థానం పొందుతున్నది.రాష్ట్ర ప్రభుత్వం మూడవ ప్రణాళికా కాలంలోనే చేనేత పరిశ్రమకు పూర్తిగా ఆర్థికంగా తోడ్పడి, మన రాష్ట్రచేనేత పరిశ్రమ యొక్క అఖిల భారత ప్రత్యేకతను స్థిరపరచెదరని చేనేత వారు ఆశిస్తున్నారు.

తేదీకి నాలోవయుద్ధం హఠాత్తుగా ముగిసింది. యుద్ధకాలంలో ఇండియా రక్షణచట్టం(డిఫెన్సు ఆఫ్ ఇండియా యాక్టు) అమలులోకి వచ్చింది. ఆ చట్టం చాలా కఠినమయింది. ప్రభుత్వమువారే పనినియమించి, ప్రజలను చేయమని ఆదేశించవచ్చు పట్టని నిషేధించవచ్చును. ఇందులో విరుద్ధంగా ప్రవర్తించిన వారికి ఏడెండ్లు కఠినశిక్ష. ఈ శాసనం యుద్ధము అయిన ఆరు నెలలకు మించి అమలులో ఉండడానికి వీలులేదు. యుద్ధము 1918 ఆగష్టు 11 వ తేదీకి ముగిసింది కనుక, ఆనాడు మొదలు ఆరు నెలలో ఈ శాసనం రద్దు అయిపోతుందనేఉద్దేశముతో ఈ శాసనాలను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో ఇండియా ప్రభుత్వము రౌలట్టుకమిటీని నియమించారు. వీరు సిపారసులు, 'రౌలట్' (అరాజకవాదుల్ల)పట్టి ఉదంతములు 'కొమింగాటమగారు' ఒక ఉద్యమమునకు ఉదహరిస్తూ, దేశములో అల్లకల్లోలముగా నున్నదని మామూలు శాసనాలు ఈ అరాచకాన్ని అణచడానికి సరిపడవు ... అమలులోకి వచ్చి సరిగా ఆ సమయములోనే మహాత్మాగాంధి భారత రాజకీయ రంగములో పూర్తిగా ప్రవేశించారు.

హైదరాబాద్ లేఖ

[2 వ పేజీ తరువాయి]

లకు ఇంకా శ్రీ శాసనసభ్యులాంధ్ర డెప్యుటేషన్ పండిత నెహ్రూగారును కలుసుకుంటుంది. కలుసుకున అధికారపక్షంన్నైన తమ, ఫిర్యాదులను నివేదించుకుంటుంది. ఇందులో శ్రీమతి సదాలక్ష్మి (డిప్యూటీ స్పీకరు), శ్రీమతి రోడామిస్త్రీ, శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ, శ్రీమతి యల్లా ప్రగడ సీతా కుమారి మొదలైన ప్రముఖు లున్నారు. ఏని డెప్యూటేషన్‌కు పండిత నెహ్రూ ప్రముఖ మివ్వమున్నారని అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్నది.

యూనిటీ ప్రవంచుగారు నెహ్రూగారు కోరుతున్న దేవిటి ? పార్టీలో తమకు మెజారిటీ ఉన్నదని నిప్పచెప్పి, మంత్రివర్గంలో మార్పులు కావాలని వారు పట్టుపడుతున్నారు. వారి వాదన సారాంశం యిది : తెలంగాణవర్‌పార్టీనుండి ముఖ్య మంత్రి "వోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్" కోరాలి—లేదా, మెజారిటీ ఉన్న పక్షంవారి అభిమతానికి అనుగుణంగా మంత్రివర్గంలో మార్పులు చేయాలి. దేశంలో మొదటిసారిగా హరిజన ముఖ్యమంత్రి వస్తే, ఆయనకు అందరూ సహర్షించాలనే మాత్రం ఆదర్శవంత మయినదే; సంజీవయ్య గారిని నాయకుడుగా అంగీకరించడానికి ప్రంటువారు సిద్ధంగానే వున్నారు.

పండిత నెహ్రూ "తీయాక్షను" ఎలా వుంటుంది ? అనేది అంచనావేసి చెప్పటం అసాధ్యం. ఏది ఎలా ఉన్నా, ఇంతటితో ఈ రభసకు స్వస్తిచెప్పి పరిస్థితులనుఒకకొలిక్కి తీసుకురావడం ఏ విధంగా చూసినా అత్యవసరం. ఉన్నపాటున శనివారం రాత్రి నెహ్రూ ఏవిపరిష్కారమార్గం సూచించక పోవచ్చు. కానీ—ఆయన మామూలు ధోరణిలో ఉభయ పక్షాలవారిని మందలించి, ధర్మ బోధ చేసి, చక్కాపోతారని ఎవరూ అనుకోవడం లేదు. నిశ్చితమయిన ఒక అభిప్రాయానికి వచ్చి, ఆటుతరువాత ఢిల్లీవెళ్ళి శ్రీ పంత్, శ్రీ సంజీవ రెడ్డి గార్లతో సంప్రదించి, త్వరలో ఒక తుది పరిష్కారాన్ని నిశ్చయించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

హరిజన, గిరిజన శాసనసభ్యుల సమావేశం

కొద్ది మాసాలుగా ప్రయత్నంలోనే వున్న అఖిలభారత హరిజన గిరిజన, శాసనసభ్యుల మహాసభలు విశాఖయితేసేం, నిన్నా, యివాళా రాజధానిలో ఏర్పాటయినాయి. ప్రతినిధులకు రైల్వే కన్సెషన్ మంజూరయినట్లు 2 వ తేదీ పత్రికలలో ప్రకటన వెలువడింది. అనగా ఆఖరి క్షణంవరకు కన్సెషన్ నిర్ణయం నిర్వాసులకు రైల్వే అధికారుల నుండి రాలేదని తాత్పర్యం. అంతా జాప్యం ఎందుకు జరిగిందోతెలియదు. అలాగే—మహాసభలకుఆహ్వానపత్రాలు కూడా 2 వ తారీకు వరకూ బట్వాడా కాలేదని తెలుస్తున్నది. అసెంబ్లీ సభ్యుల హాస్టలులో ఉన్న ఆహ్వానసంఘం కార్యాలయం మాత్రం కొద్దిరోజులుగా ఉత్సాహవంతులయిన జనసందోహంతో క్రిక్కిరిసి వుంది.

సంతాననిరోధ సాధనాల ఫ్యాక్టరీ

ఈ వారంలో నగరంలో యింకొక ప్రముఖ విశేషం ,నాలుగవ అఖిలభారత కుటుంబ నియంత్రణ సమావేశ సభలు . ఈ సందర్భంలో జూబిలీ హాలులో ఒక కుటుంబ నియంత్రణ ప్రదర్శనం కూడా నాలుగు రోజులపాటు జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ డి. పి. కర్మార్కర్ రాష్ట్ర మంత్రి శ్రీ పి. వి. జి. రాజు యీ సమావేశాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు. శ్రీ పి. వి. జి. ఆరోగ్యమంత్రి పదవి స్వీకరించాక, అఖిలభారత స్థాయిలో జరిగిన వైద్య, ఆరోగ్య సమావేశాలలో యిది ఆరవది. దక్షిణ రాష్ట్రములలోని ఆరోగ్య శాఖ మంత్రులందరూ మొన్నటి సమావేశానికి హాజరై, శ్రీ పి. వి. జి. రాజుగారి పథకాలను కృషినీ మెచ్చుకున్నారు. సంతాననిరోధక సాధనాల ఉత్పత్తి, ఫ్యాక్టరీ నొకటిహైదరాబాదులో ప్రయివేటు రంగంలో నెలకొల్పడానికి ఆరోగ్యమంత్రి ఒక పథకం తయారు చేశారు. అది కార్యరూపం దాల్చడానికిఅవసరమైన ఏర్పాటులన్ని ఆయన పూర్తి చేశారు. రెండు మాసాలలో ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభం కావచ్చు.

అలాగే అఖిలిండియా సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజిన్ అనే సంస్థ ఒకటి మొత్తం భారత దేశానికి సంబంధించినది కలకత్తాలో ఉన్నది. అటువంటి సంస్థను యింకొకటి నెలకొల్పడానికి కేంద్రప్రభుత్వంనిశ్చయించింది. దానిని హైదరాబాదులో నెలకొల్పు చేయడానికి శ్రీ పి. వి. జి. రాజుగారు కేంద్రప్రభుత్వాన్ని యించుమించు అంగీకరింప చేశారు. ఈ విధంగా తాను పదవిలో వున్న యీ ఏడాదిలోనూ, శ్రీ పి. వి. జి. వైద్య, ఆరోగ్య శాఖల పరంగా హైదరాబాదు నగరానికి చాలా ప్రాముఖ్యం తీసుకువచ్చారు. అటు కేంద్రం సుహృద్భావాన్ని,యిటు దక్షిణరాష్ట్రాల సహకారాన్ని సాధించారు. అది నిజంగా మెచ్చుకోతగిన నిర్మాణాత్మక మైన కృషి. దాని సత్ఫలితాలు రాష్ట్రానికి ముమ్మునయి ఇతోధికంగా చెకూరుతాయి.

లక్షలాది పరిశ్రమలూ, ఫ్యాక్టరీలు ఎలాగా మనం సాధించలేకపోయాము. యీవైకొద్ది రూపాయలు పెట్టుబడితో యిప్పుడు వేలమందికి పని కలిగించే వారి ఉత్పత్తిదారుల ఫ్యాక్టరీ మనకు ఎప్పటినుంచో లభించింది. ... శ్రీ పి. వి. జి. కృషివల్ల ఒక చిన్న ఫ్యాక్టరీ ... ప్రయివేటు రంగంలో ... మేరకు అది సంతోషింపదగిన ... విషయమే కదా !

విజయవాడ, ఫిబ్రవరి 4 : ... 5—2—61 ఆదివారంనాడు విజయవాడ ... బూరాలు ... 6 గంటలకు ...

రేడియో

సోమవారం, ఫిబ్రవరి 6

శక 1882 మాఘ 17

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం : 6—30 మంగళవాద్యం, 6—40 భక్తిరంజని, 7—00 తెవా., 7—15 సినిమాకలి. ఛాయాచిత్రరావు : ఖయాల్ దేవగిరి బిలావల్, ఠుమ్రీ, 7—40 సంగీత శిక్షణ, 8—00 అం. వా 8—15 హిం. వా., 8—30 వాల్కి వీణల సమ్మేళ... (విజయవాడనుండి రిలే), మధ్యాహ్నం : కార్మికుల కార్యక్రమము (విజయవాడనుండి రిలే) 1—00 పంజాబ్బాల్ ఎన్. రంగరాజన్, హార్మోనియం: ... వయొలిన్, వి. ఎస్. లక్ష్మీనారాయణన్ మృదంగం, 1—30 విశ్వవిద్యాలయాలకు, 1—50 తె. వా., 2—00 వాద్యసంగీతం, 2—10 ఉ. వా., 2—20 ఉన్నత పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 4—15 అతిరేఖా పరిణయం కూచిపూడి నృత్యనాటిక, సాయంత్రము : 6—00 స్థానిక ప్రకటనలు 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 లలిత సంగీత కచ్చేరి, నిర్వహణ. ఎం. జె. రావు, 7—00 తె. వా., 7—15 కవ్వాలి, 7—30 హైదరాబాద్ బి వలె, 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—30 అనుభవ గీతాలు (బెంగుళూరునుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం : 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం : 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 సిహెచ్. భీమశంకరరావు, హిందూస్థానీ నాత్య సంగీతం, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రము : 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్తుల కార్యక్రమం, 7—00 తె. వా., 7—15 గ్రామస్తుల కార్యక్రమం, 7—30 ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మ, (విజయవాడనుండి రిలే), 9—15 తెలంగాణా ప్రాంతపు జానపద గేయాలు 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని, 7—00 తె.వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 వాల్కి వీణల సమ్మేళనము, వాసా కృష్ణమూర్తి, అయ్యగారి సోమేశ్వరరావు, చెంబోలు వెంకటశాస్త్రి, రామవరపు సుబ్బారావు, కోలంక వెంకటరాజు : మృదంగం మధ్యాహ్నం : 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 పరవిక్రయం (రెండవ భాగం), 1—30 అంతర్విశ్వవిద్యాలయ రేడియో చర్చల పోటీలు, 1—50 తె. వా., 3—30 శ్రోతలు కోరిన పాటలు,4—15 వాతావరణ సూచన, సాయంత్రం : 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్తుల కార్యక్రమం, 7—00 తె. వా., 7—15 గ్రామస్తుల కార్యక్రమం, 7—30 ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మ, ఎ. రామస్వామి : వయొలిన్, వి. కమలాకరరావు : మృదంగం, 9—00 ఆం. వా., 9—15 ఫిల్మ్ సంగీతం, 9—30 కన్నడ భక్తి గీతాలు (బెంగుళూరునుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం : 6—55 మంగళగానం, 7—15 త. వా., 7—30 తంగం గోపాలన్, 8—00 మధురగీతం, మధ్యాహ్నము : 12—30 మాధ్యమిక పాఠశాలలకు,1—30 గానమంజరి,1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 తె. వా., 2—40 వాతావరణ సూచన,సాయంత్రము 5—30 ఎస్. కాంతిమతి : వీణ, 7—15 త. వా.,8—00 ముడికొండాన్ ఎల్. కృష్ణమూర్తి, 8—55 వాద్యసంగీతం, 9—00 కదంబం, 9—15 తిరుచ్చివలె, 9—30 బెంగుళూరువలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం : 6—55 మద్రాసు ఎ వలె, 7—00 తె.వా., 7—15 వాద్యగోష్ఠి, 7—30 మద్రాసు ఎ వలె, 8—00 ఆం. వా., మధ్యాహ్నం : 12—30 మద్రాసు ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆం. వా., 1—40 గీతమంజరి, 1—50 తె. వా., 2—00 మధురగీతం, 2—10 మద్రాసు ఎ వలె, సాయంత్రము : 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు, (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాసు ఎ వలె, 6—20 బి. ఆర్. సి. అయ్యంగార్, 7—00 త. వా., 7—15 పాపనాశం శివన్ కృతులు, రాజ్యలక్ష్మి సంతానం, 7—50 సమయ తపాల్ పెట్టి, 8—00 తిరుచ్చివలె, 9—00 ఆం. వా. 9—15 వంటింటి కుందేలు, నాటిక: రచన : జి. వి.జి. కృష్ణ. 9—30 రేడియో నాటకగీతాలు 9—15 రసమయి, ధూర్జటి సూరన్నల కవితా వైచిత్రిప్రసంగము,10—30 ప్రసారసమాప్తి.

అమెరికా కొత్త ప్రెసిడెంట్

ప్రతిభావంతుడనే తనకు తోస్తున్నట్లు శ్రీ మారిసన్ ప్రకటన

బొంబాయి, ఫిబ్రవరి 3 :— అమెరికా కొత్త ప్రెసిడెంట్ శ్రీ జాన్ ఎఫ్ కెన్నెడీ ప్రతిభావంతంగా తన పదవిని నిర్వహించే సూచనలు కనిపిస్తున్నవని మాజీ బ్రిటిష్ లేబర్ ఉప ప్రధాని లార్డ్ హెర్బర్ట్ మారిసన్ నేడు పత్రికా ప్రతినిధుల సమావేశములోపేర్కొన్నారు.

అమెరికాలో నాయకత్వం మార్పును గురించి అడిగిన ప్రశ్నకు బ్రిటిష్ లేబరుపార్టీ నాయకుడు జవాబిస్తూ,తాను శ్రీ కెన్నెడీని ఎప్పుడూ కలుసుకోలేదని, అయితే, యింతవరకు ఆయన చేసిన ప్రసంగాలను బట్టి, ప్రకటనలను బట్టి, తనకు ఆయన యెడల ఎంతో ఆశ కలిగినదని అన్నారు.

... ఫిబ్రవరి 4:— ... ఆకాశవాణి కేంద్రంనుండి ఫిబ్రవరి రాత్రి 8—30కు ప్రసారమయ్యే కేంద్రంలోని మంత్రి సందేశాన్ని విజయవాడ ఆకాశవాణి కేంద్రం రిలే చేస్తుంది..

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

... గ్రామ కాపురస్తులైన రామకృష్ణకంటి వెంకటరామణమ్మ ... పాస్టకంటి ... తెలియ జేయు చున్నారు.

... హాస్టకంటి వెంకటరమణమ్మ మాక్లయింటు ఉన్న ఆంధ్ర గారికి సన్నిహిత వారసులైన, హాస్టకంటి పూర్ణ రావు, ... రావు గార్లకు నోటీసులు యిచ్చి వారివల్ల అవి నిర్ణయించి దత్తతకు ఎటువంటి అభ్యంతరము క్లయింటును యథా శాస్త్రీయముగా దత్తత చేసుకొని, డి. 30—11—1949 వ తారీఖున దత్తత స్వీకార పత్రిక వ్రాయించి స్వయముగా రిజిస్టరు చేయించి యిచ్చి యుండెను. మాక్లయింటుకు ఆ దత్తతవల్ల సంక్రమించిన భూములకు మాక్లయింటు పేర ఆవిట పట్టాలు పొందినది, దత్తాది భూములకు మాక్లయింటుపేర మాక్లయింటు పైనరు ఆయి యుండిన గార్డియనుగా శిస్తులు కట్టుచూ, భూములు మాక్లయింటు తరఫున సాగుబడి చేసి లిఖిత రూపకముగా కౌళ్ళు యిచ్చి యాజమాన్యము నడిపించి యుండెను. మాక్లయింటు మేజరైన పిమ్మట ఆతనే మేనేజిమెంటు చేసుకొనుచున్నారు.

మాక్లయింటు దత్తతల్లి హాస్టకంటి వెంకట రమణమ్మగారు ఇతరి ఇన్‌ఫ్లుయన్సు క్రింద వుండే మనిషికాదు. ఆమెకు పట్టుదల గలిగి మిక్కిలి మేధావియున్ను, కార్యశూరత గలిగిన యీమెను ఒకరు బలవంత పెట్టుటకు ఏ మాత్రము వీలులేదు. యీమె శ్రీ గొళ్ళమూడి లక్ష్మీకాంతారావు, బృగుబండ వెంకట విశ్వేశ్వర రావు గార్ల దురోద్దేశతతో సంచరించుచు మా క్లయింటుకు దత్తతస్థానములో వచ్చిన ఆస్తిని కాజేయగలందులకు కోర్టులలో ఏమాత్రము సావకాశములేక ది. 13—1—61వ తారీఖుగల "ఆంధ్రప్రభ" లో ప్రచురణ శ్రీ గొళ్ళమూడి సుబ్బారావు ప్లీడరుగారి (గుంటూరు) ద్వారా యిచ్చినది. ఈ బెదిరింపుల వలన కొంత ఆస్తిని కాజేయగలనని ఆమె దురాశగా తెలియుచున్నది. యీ బెదిరింపులకు ఎవరు భయపడ నవసరము లేదని తెల్పడమైనది. ఈ దత్తత నిజమైనది. చెల్లతగినది అని అనేక నిదర్శనములు, పోటోలు, దస్తావేజులు, కాగితములు వగైరాలు కలవని యిందుమూలముగా యావన్మందికి తెల్పడమైనది.

జూపూడి యజ్ఞనారాయణ,

బి. ఏ. బి. యల్. అడ్వకేటు, గుంటూరు.

టెండరు నోటీసు

వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ హాస్టలుకు ఈదిగువ వ్రాసిన సామానులు 1—3—61 నుండి 31—8—61 వరకు సరఫరా చేయుటకు సీలువేసిన టెండర్లు కావలయును. సదరు టెండర్లు తే. 11—2—61 ది మధ్యాహ్నము 4 గంటల లోగా దాఖలు చేయవలెను. వివరములు హాస్టలు ఆఫీసునుండి తెలుసుకొనవచ్చును.

1. సరుగుడు కర్రలు
2. పాలు
3. నేయి
4. బియ్యము
5. విస్తరాకులు
6. పప్పులు, మిర్చి, చింతపండు, సోప వగైరా
7. మాంసము, కోడి, చేపలు, కోడిగుడ్లు
8. దేశవాళి కూరగాయలు
9. ఇంగ్లీషు కూరగాయలు
10. కాఫీపొడి
11. పండ్లు

వార్డను.

వేలము ప్రకటన

రాజాం పంచాయతి

తే. 20—2—1961 ది సోమవారము ఉదయం 9 గంటలనుండి రాజాం పంచాయితీ ఆఫీసువద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వారిచే 1961—62 సం. నకు యీ క్రింది గుత్తల హక్కు బహిరంగముగా వేలము వేయబడును. పాడదలచిన వారు పంచాయితీ సెల్సు షరతులకు వప్పుకొని డిపాజిట్టు చెల్లించి పాడుకొనవలసిందిగా కోరడమైనది. 1961—62 సం. డిపాజిట్టు

1. రోజువారి మార్కెట్టు—	రూ.	200—
2. బండ్ల స్టాండు—	రూ	100—
3. బస్సు స్టాండు—	రూ	75—
4. కమేలా—	రూ	50—

ఆర్. జనార్దనరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, రాజాం మేజరు పంచాయితీ, శ్రీకాకుళం జిల్లా.

నోటీసు

శ్రీ తెనాలి రామలింగేశ్వర రైసు ఫ్యాక్టరీ లిమిటెడ్, గుంటూరు

పై కంపెనీలో షేరు హోల్డరు అయిన శ్రీ రేపల్లె భాస్కరరావు గారి తాలూకు 34, 35 నెంబర్లుగల షేరు సర్టిఫికెట్లు పోయినవి. వారు తిరిగి డూప్లికేటు షేరు సర్టిఫికెట్లు ఇప్పించుమని కోరియున్నందున ఈ ప్రకటన తేదీ లగాయతు ఒకనెలలోగా ఎవరికైనను ఎట్టి ఆక్షేపణలున్నను తెలియబరచవలెను. గడువు తరువాత డూప్లికేటు సర్టిఫికెట్లు జారీచేయబడును.

సి. జగన్ మోహనరావు,

మేనేజింగ్ డైరెక్టరు, గుంటూరు.

టెండరు నోటీసు

బొబ్బిలి మునిసిపాలిటీ

బొబ్బిలి మునిసిపాలిటీకి మహాత్మా గాంధిగారి పూర్తి సైజు విగ్రహము అస్తి సైజులోను సప్లై చేయుటకు గాను సీలు వేయబడిన టెండర్లు తే. 15—2—1961 దిని మధ్యాహ్నము 4 గంటలకు లోగా కమీషనరుగారికి చేరునట్లు పంపవలెను. సదరు టెండర్లు అదే దినమున 4—30 గంటలకు తెరువబడును.

ఆర్. వేణు పీటరు,

మునిసిపలు కమీషనరు, బొబ్బిలి.

కే. వి. యజ్ఞ సుబ్బారాయుడు గారిచే వ్రాయబడిన వస్తుగుణదీపిక

వారి కుమారుల్చే సవరింపబడిన విషయములతో ప్రచురింపబడి పునర్ముద్రితమై అమ్మకమునకు సిద్ధముగా నున్నది.

వెల రు 15-00

పోస్టేజి, సేల్సుటాక్సు అదనం.

యజ్ఞ వేణుగోపాల్ రాయుడు,

(రిటైర్డ్ కమర్షియల్‌టాక్సు ఆఫీసర్)

14/176 మేడావారివీధి, రాజమండ్రి.

దొంగలనుండి అడవిమృగాలనుండి మిమ్ము మీరు కాపాడు కొనండి. వినోదాలకు, ప్రయాణాలకు, ... ఉపయోగకారి, ఆటోమాటిక్ ఆరు తోటాలు. తెరిచినప్పుడు కండ్లు మిరుమిట్లు కొలిపే రవ్వలు, ఆపాయమునుండి మిమ్ము కాపాడును.

నం	777	888	999
ధర	రు. 18-	రు. 8/	రు. 13/

25 తోటాలు ఉచితం — అదనంగా 100 తోటాలు రు.3/— తోలుకేసు రు 4/ తో సెన్సు అవసరకిలేదు పోస్టేజి రు. 2,— ఒకేసారి 2 రివాల్వర్లకు ఆర్డరిస్తే, పోస్టేజి ప్యాకింగ్, ఉచితం.

AMERICAN TRADERS

P.B. No. 4081 Bombay-7

స్థాపితం 1920 రెడ్డి అండ్ కో. రిజిస్టర్డు గోపాలపురం, తూ. గో జిల్లా

కుష్ఠు బొల్లి మేహపాడ వగైరా భర్త సుఖ వ్యాధులకు శాస్త్రీయ— ప్రత్యేక చికిత్స.

ఆయుర్వేద ఔషధములు లభించును

→ కేటలాగు సలహా ఉచితము

బ్రాంచిలు : నెల్లూరు — కాపువీధి; సికింద్రాబాద్—3560 కింగ్సువే

నాకాస్

వేటనుండి ఉబ్బసపు వ్యాధితో బాధపడువారెందరో ... 30 సంవత్సరములు పరిశోధనా ఫలితముగా ... హాంత క్రియలు మూలికలతో ఆయుర్వేదపద్ధతిని ... తక్షణమే బాధ నివారించ ... కొంత కాలము సేవించిన తిరిగి ...

8 ఔ. సీసా రు 3—75 పోస్టేజి ప్రత్యేకము

ఇండియన్ మెడికల్ హాల్,

విజయవాడ—2.

ఛాంపియన్



ఛాంపియన్ బనియన్లు

ఛాంపియన్ నిట్టింగ్ కంపెని

P.B.42. తిరుప్పూర్

ATLAS WEIGHING MACHINES

Railway Wagons, Lorries & Cart, Weighbridges, to last years of continuous service.



Makers: THE INDIA MACHINERY CO LTD. DASSNAGAR-HOWRAH CALCUTTA

సేల్సు అండ్ సర్వీస్

ఐ. ఎ. ఇ. సి. (హైదరాబాద్)

లిమిటెడ్

గన్‌ఫౌండ్రి, హైదరాబాద్ ఏ.పి.

ఆంధ్రప్రభ వివిధవ్యాసానుబంధం

నాగార్జునకొండకు నా యాత్ర

[మా ప్రత్యేక విలేఖరి]

ఈనాడు నాగార్జున సాగర్ యావద్భారత దృష్టినే కాదు — ప్రపంచ దృష్టినే ఆకర్షిస్తున్నది. నాగార్జునకొండ ప్రాచీన శిల్పాలను, నాగార్జున సాగర్ నవ్యనిర్మాణాన్ని సందర్శించడానికై దేశ దేశాలనుంచి యాత్రికులు ప్రతినిత్యం ఈ స్థలానికి వస్తున్నారు. స్తూపాల, విహారాల, ఆలయాల, శిల్పాల రూపంలో తొంగిచూచే ప్రాచీన వైభవం, డామ్ నిర్మాణంలోని నవ్యమానవ దీక్ష — ఈ స్థలంలో నేడు మనకు అగుపిస్తాయి. ఈ రెండు విభిన్న నాగరికతలనూ మేళవించుకున్న 'నాగార్జునలోయ' విశేషాలను ఈ క్రింద ప్రచురిస్తున్నాము. ఈ వివరాలను సేకరించడంలో మా వెంటే తోడ్పడి మాతో సహకరించిన పురావస్తు పరిశోధన శాఖవారికి, నాగార్జున కొండలో సూపరింటెండెంట్‌గా నున్న డాక్టర్ రాయప్రోలు సుబ్రహ్మణ్యంగారికి మా కృతజ్ఞత తెలుపుతున్నాము.



బుద్ధదేవునికి గొడుగుపట్టిన ముచిలింద నాగరాజు

2

ఇక్ష్వాకురాజులు-వారి నాగరికత

'నాగార్జున కొండ' ప్రాంతంలో బయల్పడిన శాసనాల వల్ల శాతవాహనుల అనంతరం ఇక్కడ క్రైస్తవయుగ ప్రారంభ కాలంలో ఇక్ష్వాకులనే పేరుగల రాజవంశీయులు రాజ్యమేలినట్లు విశదమవుతున్నది. ఇక్ష్వాకు రాజులు ధాన్యకటకం రాజధానిగా రాజ్యమేలిన శాతవాహన రాజుల సామంతులని చెప్పబడుతున్నది. శాతవాహన చక్రవర్తుల రాజ్యం అంతరించిన పిదప వారికి సామంతులుగా ఉండిన అనేకమంది రాజులు తమంత తాము స్వాతంత్ర్యం ప్రకటించుకొని సార్వభౌమాధికారంతో కూడిన స్వతంత్ర రాజ్యాలను స్థాపించుకోవడం జరిగింది. అలా స్వతంత్రులైన వారిలో ఈ ఇక్ష్వాకులు కూడా ఒకరు. శాతవాహన చక్రవర్తుల రాజ్యానంతరం వారివద్ద సర్వ సేనాధిపతులుగా ఉండిన ఇక్ష్వాకు రాజులు కూడా ఇతర సామంతుల వలెనే స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. శాతవాహన చక్రవర్తులకు సామంతులుగా ఉండిన [illegible]

శాంతిశ్రీ మొదలగు రాణులు ఇక్కడ బౌద్ధ విహారములను నిర్మింపజేసినట్లు ఇక్కడి శాసనాలు తెలుపుతున్నవి. ఇక్కడ బయల్పడిన ఒక శాసనములో ఈ విధముగా ఉల్లేఖింపబడి ఉంది. "మహారాజు అనేక యాగాల అనేక హిరణ్యకోటి దానాలు [illegible] భార్యా మహాతలవరి శాంతి సిరి అనే సరాజ్ఞి జామాతృక మాతలి పుతులున్న కాకానాద సిరివీర పురుషదత్తుని ఆయుర్వర్ధానికి విజయానికి ఉభయలోక హితసుఖానికి వాలినాయ". ఈ శాసనం ప్రాకృత భాషలో బ్రాహ్మీలిపిలో లిఖింపబడినది. అశ్వమేధయాగం చేసి అనేక హిరణ్య కోటి దానములొసగిన శ్రీ శాంతమూలుని సహోదరి భగిని మహాసేనాపతి పుత్రికయందసిరి భార్యయగు శాంతిశ్రీ తన అల్లుని ఆయుర్వృద్ధికి శ్రేయస్సుకు ఈ విహారమును కట్టించినది. చులు శాంతి సిరికి ఉపాసిక బోధిసిరి అను పేర్లుగల స్త్రీలుకూడా విహారాలునిర్మింపజేసినట్లు తెలుస్తున్నది. ఇంతేకాక ఇక్ష్వాకురాజులు ఉజ్జయిని [illegible]

బయల్పడిన శిలాఫలకాలపైగల చిత్రాలు బుజువుచేస్తున్నవి.

ఈ శిల్పంలో ఒక క్రొత్త విన్యాసం, సౌందర్య స్ఫూర్తి, సమన్వయ శోభ, లాలిత్య గుణం మనకు ప్రస్ఫుటంగా అగుపిస్తాయి. సంకుచితమైన ప్రాంతీయత కాక సువిశాలమైన జాతీయత ఈ శిల్పాలలో మనకు ద్యోతకమవుతుంది. ఒక్క భారత దేశంలోనేకాక జావా తదితర విదేశాలకు సైతం వ్యాప్తమైన పల్లవులనాటి కళాపై కూడా ఈ శిల్ప ప్రభావం కనుపిస్తుంది. గాంధార మొదలైన మధ్య భారత శిల్ప సంప్రదాయాలపై ఇక్కడి శిల్పసంప్రదాయము అభివృద్ధి చెందిన సంప్రదాయమై నట్లు అగుపిస్తుంది. పూర్వపు శిల్పాలలో వలెకాక ఈ శిల్పాలలో లాలిత్య లావణ్యాలకు శిల్పులు ప్రాధాన్యమిచ్చారు.

మూడు శిల్పమార్గాలు

ఈ శిల్పాలలో ముఖ్యంగా మూడు శిల్ప మార్గాల సమన్వయం మనకు కనుపిస్తుంది. ఒకటి సాంకేతిక శిల్పమార్గం (సింబాలిక్) రెండవది సమన్వయ శిల్పమార్గం (సినాప్టిక్) మూడవది కథాకథన శిల్పమార్గం (నేరేటివ్).

సంకేత శిల్పమార్గం ఒక సంకేతం ద్వారా శిల్పాన్ని విశదం చేస్తుంది. ఉదాహరణకు మ్యూజియంలో [illegible] వ్యక్తుల మాధ్యమిక వాద ప్రభావ ఫలితమే అయి ఉండవచ్చు. ఉదాహరణకు చెప్పవలెనంటే శిల్పి బుద్ధ జీవితంలోని రెండు ఘట్టాలను శిల్పిస్తూ ఆరెండు ఘట్టాల నడుమ ఒక శృంగార రసోత్పాదన చేసే దంపతుల చిత్రాన్ని కూడా శిల్పించాడు.

కొన్ని శిల్పాలు

ప్రస్తుతం మ్యూజియంలో వున్న ప్రతి శిల్పమూ మనల్ని విముగ్ధులను చేస్తుంది. ఒక్కొక్క శిల్పాన్ని గంటల తరబడి చూచినా తనివి తీరదు. బుద్ధ దేవుని తపోసమయంలో వర్షవాత శీతాతపాలనుంచి సంరక్షించి ఆయనకు గొడుగువలె అభ్యాదకంగా ఉన్న ముచిలింద నాగరాజు ప్రతిమ మనల్ని విభాంతుల్ని చేస్తుంది. స్తూపములను సందర్శించడానికి వచ్చే ఉపాసకులకు పూవులమ్మే పువ్వు లావికల చిత్రాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. నంద నాథ శిల్పకరణ నైపుణ్యాన్ని కాంచినప్పుడు ఆశ్చర్య చకితుల మవుతాము. మహాభినిష్క్రమణ సమయం వచ్చినప్పుడు శుద్ధోదనునికి చెప్పుటకు కంటకాశ్వము యశోధరా దేవికి ఎరిగించుటను శిల్పించిన శిలాఫలకమును కాంచినప్పుడు మనము కంటతడిపెట్టక మానము. ప్రధాని [illegible] ఈ శిల్పమును చూచి చలించిపోయారు.

ఈ శిలా ఫలకముతో చెప్పడు మహాభినిష్క్రమణమును శుద్ధోధనునకు వినిపించుటకు పూనగా ఆయన, 'ఇక చెప్పకు. నాకు తెలుసు. జోతిష్కులు సిద్ధార్థుని చిన్నవాడే చెప్పినారు'. అని అనిష్ఠమైన వార్తను వినలేక చెవులు మూసుకుని ముఖాన్ని అవలకు త్రిప్పుకున్నట్లుగా శిల్పించబడింది. ప్రక్కనే ఉన్న శిలాఫలకంలో కంటకాశ్వము యశోధరాదేవి పాదములవద్ద తల వాల్చి నిష్క్రమణ గాథను ఎరిగినట్లు శోకిస్తున్నట్లు శిల్పింపబడింది. కంటకాశ్వాన్ని, యశోధరనూ ఇరువురినీ సిద్ధార్థుని మహాభినిష్క్రమణలో అనాథులుగా చేసింది. వారిది బాంధవ్యమది. కంటకాశ్వము శోకిస్తున్నట్లుగా తెలుపడానికై అశ్వము కంటివెంట కన్నీరు జాలువారుతూ ఉన్నట్లుగా శిల్పి శిల్పించాడు.

'మాతృదేవత' విగ్రహం

మానవ జీవితానికి ముఖ్యంగా మూడు విషయాలు పరిపూర్ణత నిస్తవి. అవి, సస్య సంపూర్ణత, సంవత్సరపూర్ణత, సంతాన సంపూర్ణత. ఈమూడు విషయాలలో ఫలవంతమైనప్పుడే మానవ జీవితం పూర్ణకుంభమై భాసిస్తుంది. అనాటి తాత్వికులూ, శిల్పులూ, ఈపూర్ణ కుంభ తత్వాన్ని దర్శించారు. శిల్పులు పూర్ణ కలశాలను శిల్పించారు. 'మాతృదేవత' సంతాన సంపూర్ణతకు సంకేతమై ఉండవచ్చు. శిల్పి స్త్రీ యోనిని శిల్పించాడు. ఈ శిల్పం వామాచార సాంప్రదాయానికి కూడా చిహ్నమై ఉండవచ్చని వూహింపవచ్చు.

కార్తికేయార్చన

ఇక్ష్వాకురాజుల కాలంలో కార్తికేయుని అర్చన విరివిగా ఉన్నట్లు కనుపిస్తుంది. కార్తికేయుడు దేవసేనాని. దేవసేనాని ఆయన కార్తికేయస్వామి అర్చన విరివిగా ఉన్నట్లు కనుపించడంవల్ల ఇక్ష్వాకురాజులు యుద్ధ ప్రియులైన వారని మనం వూహించవచ్చు. (ఇంకా ఉంది)



బుద్ధుని ధ్యాన సమాధి. ఆధ్యాత్మిక దృశ్యాల ప్రక్కనే మిథునచిత్రాలకు ఉదాహరణ.

ఇక్ష్వాకు రాజు శ్రీ శాంతమూలుడు అశ్వమేధ [illegible] చక్రవర్తి పేరిట సార్వభౌమత్వాన్ని స్థాపించుకొన్నట్లు విశదమవుతున్నది. నాగార్జునకొండలోయలో దొరికిన ప్రాకృత శాసనాలవల్ల ఆంధ్రుల ఇక్ష్వాకు రాజులు విజయపురి అనగా నేటి నాగార్జునకొండ రాజధానిగా రాజ్యమేలినట్లు తెలుస్తున్నది.

ఇంతేకాక ఇక్ష్వాకు రాజులు ఇరుగు పొరుగు రాజులపై దండయాత్రలు చేసి విజయలక్ష్మిని వరించినట్లు ఇక్కడ త్రవ్వకాలలో బయల్పడిన అశ్వమేధశాల బలపరుస్తున్నది. ఇక్ష్వాకురాజు శ్రీ శాంతమూలుడు అశ్వమేధ యాగమును చేసినట్లు ఒక శాసనాన్ని బట్టి తెలుస్తున్నది.

ఇంతేగాక ఇచటి త్రవ్వకాలలో ఉన్నతంగా బయల్పడిన స్తూప, విహార దేవాలయాదుల వల్లనూ, ఇతర శాసనాదులవల్లనూ ఇక్ష్వాకురాజుల కాలంలో ఇచటకు ప్రాధాన్యం వహించినట్లు తెలియవస్తున్నది. [illegible] ఆనాటి ప్రజల సైనిక రాజకీయ మత సాంఘిక నాగరికతా విశేషాలను తెలియజేసే అవకాశంకూడా కలిగింది.

సర్వమత సమాదరము

ఇక్ష్వాకురాజులు తాము బ్రాహ్మణ మతావలంబకులై అశ్వమేధ అగ్నిష్టోమ వాజపేయాది క్రతువులనొనరించి ప్రజాభిమానాన్ని [illegible] బౌద్ధ విహారములను నిర్మింపజేశారు. శ్రీ శాంతమూలుని సహోదరియగు శాంతిశ్రీయు శాంత మూలుని కుమార్తె వీరపురుషదత్తుని భగినియగు [illegible] లోను ప్రకియాలతోను విద్యాపరిచయము కలిగినట్లు కూడా తెలుస్తున్నది.

సంస్కృతి, కళలు

ఇక్ష్వాకురాజుల కాలంలో కళలు, సంస్కృతి, నాగరికత అత్యున్నత స్థాయిలో వర్ధిల్లినవి. అప్పటి కనుపించిన బవుద్ధవిహారాలు, బ్రాహ్మణ దేవాలయాలు ఆనాటి ప్రజల పారమార్థిక చింతనా సాసక్తికీ, పవిత్ర జీవనానికీ ధర్మపరతకూ నిదర్శనములు. ప్రేక్షకా గారము, క్రీడారంగము, నాటకాది వినోద ప్రదర్శనశాల నాటి ప్రజలకు కళాక్రీడాదులలో గల అభిరుచిని ఆసక్తిని తెలుపుతున్నవి. ఇక్కడ దొరికిన అనేక ఆభరణ విశేషాలవల్ల, శిలాఫలకములపై చిత్రితమైన వాద్య విశేషాలవల్లనూ, నృత్యభంగిమల వల్లనూ నాటి ప్రజల కళాకోవిదత్వము విశదమవుతున్నది. ఈ స్థలంలో బయల్పడిన కార్తికేయస్వామి దేవాలయముల వల్లను 'మాతృదేవి' విగ్రహము వల్ల ఆనాడు కార్తికేయస్వామి అర్చనకు ప్రాముఖ్యం ఉండేదనియును వామాచార సాంప్రదాయాలు కూడా వున్నవని మనము వూహించవచ్చు. ఇక్కడి శాసనములలోని సిద్ధహస్తమైన పాలీభాష వల్లనూ, శిలాఫలకములపై చిత్రితమైన కావ్య గాథలను బట్టి నాటి సాహిత్యాభిరుచి ఉన్నత స్థాయిలో ఉండేదని మనం అవగతం చేసుకోవచ్చు. ఈ స్థలంలో దొరికిన కత్తులు, డాళ్ళు, క్రీడారంగాలు ఇక్ష్వాకురాజుల నాటి సైనిక నాగరికత సమున్నతంగా విశదం చేస్తున్నవి.

కళా సాంప్రదాయాలు

ఇక్ష్వాకు రాజుల కాలంనాడు కళలు అత్యంత సమున్నతంగా వర్ధిల్లినట్లు ఇక్కడ త్రవ్వకాలలో [illegible]

బుద్ధ దేవునికి సంకేతం. స్తూపాన్ని అర్చించడం బుద్ధదేవుని అర్చించడంగా అర్థమవుతుంది. సమన్వయ శిల్పమార్గం. ఒకే శిలాఫలకంలో కథా ఘట్టాలను సమన్వయించి చిత్రించే రీతి. కథా కథన శిల్పమార్గం ఒక కథలోని అనేక ఘట్టాలను వరుసగా శిలాఫలకంలో చిత్రించడం. ఈ మార్గంలో సుందర చరిత్ర శిలాఫలకంపై చిత్రించబడింది. ఈశిలాఫలకాలపై చిత్రించిన కథలను శిల్పి బుద్ధదేవుని జీవితమునుంచి జాతక కథలనుంచి 'దివ్యావదాన' 'లలిత విస్తార' 'బుద్ధ చరిత' 'మహా ప్రజ్ఞాపారమిత' తదితర గ్రంథములనుంచి గ్రహించినాడు.

మిథున శిల్పాలు

ఈ శిల్పాలలో గమనించవలసిన ప్రత్యేకత మరొకటి ఉన్నది. ఈశిలాఫలకాలపై శిల్పించబడిన ఆధ్యాత్మిక భావోత్పాదకాలైన ప్రతి రెండు దృశ్యాలమధ్య శిల్పి శృంగారరసోత్పాదకమైన ఒక మిథున దాంపత్య చిత్రాన్ని శిల్పించాడు. [illegible] ఆధ్యాత్మిక దృశ్యాలపై వీక్షకుల దృష్టిని ఆకర్షించడమే ఆ మిథున చిత్రాల ఉద్దేశం. ఒక్క ఆధ్యాత్మిక దృశ్యాలనూ చూసే వ్యక్తిని దృష్టిని ఆకర్షింపజేయడం కష్టసాధ్యం. అందుచే మిథున చిత్రాలను చూచి ఆనందించి ఆధ్యాత్మిక దృశ్యాలను కూడా తప్పనిసరిగా చూచి తీరుతాడు. ఈవిధంగా శిల్పి దృష్టిని చూపిన అంచనాతో అతని మనస్సు ఆరాధనకు అభిముఖమౌతుంది. ఈశిల్పరీతి బౌద్ధారాధనను రెండింటినీ సమన్వయించిన ఆచార్య నాగార్జున [illegible]

వసుచరిత్ర - శ్రీ కాళహస్తి కవి సంస్కృతానువాదము

రచన: డాక్టర్ బి. రామరాజు

ప్రాచీన కాలమునుండియు మన ఆంధ్ర వాఙ్మయ వివిధవిధులందు దిగుమతియైనట్లు ఎగుమతి ఎక్కువ. ఎగుమతి వ్యాపారమునకు మనమంతగా నోచుకొనలేదు. వ్రేళ్ళపై లెక్కింపదగిన గ్రంథములు మాత్రము తెలుగు నుండి యితర భాషలలోనికి కనువదింపబడినవి. అందులో గీర్వాణ వాణికి పండ్లు పులియుసంత వసుగిలిగిన తెలుగు కావ్యములందు అచ్చతెనుగు అలంకారములతో పల్లవించి, అతని తమ్ముడును తిరుమలదేవరాయల యాస్థానమున నున్న రామరాజభూషణుని (భట్టుమూర్తి కవి) వసుచరిత్ర మొదటిది. ప్రబంధ శాఖయందు అగ్రస్థానమలంకరించునది. వసుచరిత్రము రామరాజభూషణుడు సాహిత్య రస పోషణమున దిట్ట. వీరు మిక్కిలి సంగీతరసాభిజ్ఞుడు. కనుకనే వసుచరిత్రము వేదికలుగా నెంచబడినది. తెలుగు వారినే కాక ఇతర భాషాకవులను గూడ ఆకర్షించినది. సంస్కృతము, అరవము, కన్నడము వంటి భారతీయ భాషలందేగాక కొంత పర భాషలలోనికి గూడ అనువదింపబడినది.

ఇది యాంధ్రులకును ఆంధ్రభాషకును గర్వకారణము. శ్రీ నిడుదవోలు వెంకటరావుగారు వావిళ్ళ వారు ప్రకటించిన వసుచరిత్రమునకు సవరించిన చతుర్థముద్రణ పీఠికవలన నీ విషయములు మనకు తెలిసినట్లివే. క్రీ. శ. 1600 ప్రాంతమునందుండిన శ్రీ కాళహస్తికవి ఈ మహాప్రబంధమును సంస్కృతకావ్యముగా ననువదించెను. ఈ కాళహస్తి కవిని గురించి ప్రథమముగా నాంధ్రలోకమున కెరుకపరచినవారు కీ. శే. మానవల్లి రామకృష్ణకవిగారు (విస్తృతపోదినీ కవివార సంభవము పీఠిక). మరలనొకసారి వారే క్రీ. శ. 1917 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో 'పుష్పాంజలి' యను శీర్షికలో నీ కవి పరిచయము చేసిరి. నాటినుండి ఈ వ్యాసము ఉగాది సంచిక ప్రారంభమందలి విషయసూచికయందుగాని వ్యాసకర్త పేరుమున్ దింపబడక పోవుట విచారకరము.

తెలుగునుండి సంస్కృతీకరించబడిన గ్రంథములందిది ద్వితీయమై నను యద్వితీయ గ్రంథము గనుక దీనిని గూర్చి కొంత విపులముగా చెప్పుట ప్రకృతము నాయుద్దేశము. సంస్కృత వసుచరిత్రము అముద్రితము. దీనికి తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో రెండు ప్రతులున్నవి. ఒకటి తాళపత్రములమీదను, రెండవది కాగితములపైనను వ్రాయబడినవి. వీని వివరణము తీయబడిన కేటలాగులో నొక పొరపాటు జరిగినది. మూలమైన తెలుగు వసుచరిత్రమునకు కర్త రామరాజభూషణుడనుటకు మారుగా శ్రీనాథుడని యున్నది. ఇది విచారకరము. ఆంధ్రేతరులును భారతీయేతరులును ఇది చూచినచో వసు చరిత్రమునకు కర్త శ్రీనాథుడను కొను ప్రమాదమున కిది తావలముగును. ఉస్మానియా విశ్వవిద్యాలయమున రామరాజభూషణుని గూర్చి పరిశోధనము చేయుచున్న శ్రీ కె. వి. సుబ్రహ్మణ్యం గారు సంస్కృత వసుచరిత్ర ప్రతిని తంజావూరినుండి వ్రాయించి తెప్పించినారు. ఆ గ్రంథమాధారముగా నేనీ వ్యాసమును వ్రాయుచున్నాను. ఈ వసు చరిత్రమును గూర్చి తెలుపుటకు మిందు అత్యల్పయగు కాళహస్తికవిని గూర్చి కొన్ని విశేషములు మనవి చేయుదును.

ఆశ్వాసాంతములందు కవి తాను (కంచి) శ్రీ కామాక్షి దాసుడనని మాత్రము చెప్పుకొన్నాడు. ఇంతకు మిక్కిలి యేమియులేదు. కావ్య పీఠికలో గురు స్తుతి సందర్భమున నీ రెండు శ్లోకములు లున్నవి.

1. శ్లో. సవిధ నమ్రుఖ సావిధ స్ఫురద్విధ సంత్ర కలాపిధ వైభవం।
ద్విరదరాజ ముఖస్థిత గౌరవం
వరదరాజ గురుం వరదం భజే... 1—20

2. శ్లో. శ్రీ దక్షిణామూర్త్య వతారం
శ్రీ కంఠ భాష్యాంబుధి పూర్ణ చంద్రమ్
అప్పాదరా దప్పయ దీక్షితేంద్రం
విద్యాగురుం సంస్థగురుం భజామి..

మొదటి శ్లోకమందున్న 'వరదాజ గురు' పదము కంచితో పెందేసి యున్న శ్రీ వరదరాజ స్వామివారికి చెందినదో లేదా విద్యా గురువునకు సంబంధించినదో తెలియదు కాని రెండవశ్లోకమందున్న ప్రసిద్ధ పండితుడగు అప్పయదీక్షితులవారు మాత్ర మీ కవికి విద్యా గురువు మరియు కారణగురువునై యుండెననుట స్పష్టము. ("అప్పయ దీక్షితులవారి కాలము క్రీ. శ. 1530—1610 వరకు నని చెప్పనగును." అతని శిష్యుడగు "కాళహస్తి కవి తెలుగు వసు చరిత్రమునే సంస్కృతీకరించుటచే నిది క్రీ. శ. 1600 ప్రాంతమున బుట్టి యుండవచ్చునని శ్రీ నిడుదవోలు వెంకటరావుగారి యభిప్రాయము.) సంస్కృత వసుచరిత్ర మాధారముగా కాళహస్తికవి గూర్చి ఇంతకన్న నెక్కుడు విషయములు తెలియరావు.

ఇక నితర గ్రంథములాధారముగా నీ కవిని గూర్చిన మరికొన్ని వివరణములు మనవి చేయుదును. మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారము త్రైవార్షిక గ్రంథ సూచిక (1910—1913) మూడవ భాగము న (పుట 61) 18 సంఖ్య క్రింద "గాదెయాపాఖ్యాన"మను ప్రబంధము వర్ణింపబడినది. దీనికి కర్త రేవూరి అనంతార్యుడు. భర్త సేలం పాలకుడగు కృష్ణరాజు. ఆ రాజొక నాడు పేరోలగంబుండి కృతి వర్ణించిన సందర్భమున కవిని గూర్చిన పద్యమిట్లున్నది.

సీ. ఘనవకౌని కులమాన్య కౌండిన్య గోత్ర వ
వితతయశస్తంభ సద్గోత్ర మహిత
గతిహార రేవూరి కాళహస్తి కవీంద్ర
పౌత్రు లింగకవీంద్ర పుత్రు గాళ
హస్తి మహాకవి యనుజన్ము నేగా ప్ర
కవి శిఖామణి గుర్వ కవితలక శి
వానందసుకృల యుగ్మజన్ముని పుటి
కా శత గ్రంథ సంపుటన లేఖి

గీ. నీ శతక లేఖ్య కవితా ప్రకాశకుని కి
వ ప్రబంధనిబంధు నన ననంతు
దనరు చిరబోధ యుతమనోవనరుహమున
దనరువెనరున గనుగొని యనియె నిట్లు

ఈ రేవూరి యనంతార్యుని తాతయగు కాళహస్తికవియు వసుచరిత్రమును సంస్కృతీకరించిన కాళహస్తికవియు నొకరే యగుదురు. అప్పయ దీక్షితులవారి పేరు రేవూరివారనియు పీరిది కౌండిన్య గోత్రమనియు, ఆపస్తంబసూత్రమనియు నీ పద్యముల వలన దెలియనగు విశేషములు.

మైసంస్థవారిచే (1927) ప్రకటింపబడిన తెలుగు ప్రబంధముల వివరణాత్మక గ్రంథసూచి రెండవసంపుటము రెండవభాగమున (పుట 833) 645 సంఖ్య క్రింద "మిత్రవిందా పరిణయ" మను ప్రబంధ వర్ణనము కలదు. దీనికి కర్త కుందుర్తి వెంకటాచలకవి. భర్త శ్రీ రంగనాథ స్వామి. ఈకవితండ్రి రామయ. తాత గోవిందయ. ఈ గోవిందమంత్రి 'భారతీపరిణయ' కర్త. దీనినాతడు వీరవెంకటపతిరాయల కంకితమిచ్చి బహూకృతుడయ్యెను. (అప్పయదీక్షితులవారు కూడ వీర వెంకటపతిరాయల కాలమందున్న వారే). 'మిత్రవిందాపరిణయ' కర్తయగు కుందుర్తి వెంకటాచలపతి తాను రేవూరి కాళహస్తి కవిశిష్యుడ నని చాటుకొనుటే కాక తన గురువుగారి శక్తిసామర్థ్యముల నిట్లు వర్ణించి యున్నాడు:

"సీ. అష్టభాషా మహితాశుప్రబంధని
ర్మితి చాతురీ ధుర్య శత సహస్ర
లేఖినీ లేఖ్య కలిత కవిత్వా పాద
నాహ్యాత వ్యస్తాక్షరాది చతురు
చల జిహ్వికా (చలా చల జిహ్వికావల)
జిహ్వికా రచనా విశేషనిపుణు
నోష్ఠ్య నిరోష్ఠ్య వర్ణోద్దీర్ణ కల్పను
గతిన త్రిపాద సంఘటనకుశలు
నఖిల లక్షణ లక్ష్య సిద్ధాంత పాణి
నీయ కాణాద కాపిలాదనేక తంత్ర
కోవిదుని రేవూరి కులాబ్ధి కుముద బంధు
జెలగి మది కాళహస్తి దేశికు భజింతు."

గాదెయాపాఖ్యానమునందును, మిత్రవిందా పరిణయమందును పేర్కొనబడిన రేవూరి కాళహస్తికవి యొకడే నని నాయభిప్రాయము. మిత్రవిందాపరిణయకర్త తాత గోవిందమంత్రి వీరవెంకటపతిరాయలచే బహూకృతుడైనట్లు స్పష్టముగా చాటబడినది.

"పటుతర గోష్ఠి నీ మధుర
పాక సమంచితమై రసార్ద్రమై
కృతి మను భారతీపరిణ
యంబును కావ్యమొసంగి వీర వెం
కటపతిరాయలం దనిపి
కాంచె మణీ కనకాభిషేక సు
స్థితిగతి నమ్మహామతి సు
ఖస్థితి శోభి యశోవిరాజుడై."

సంస్కృత వసుచరిత్రకర్త కాళహస్తికవి గురువు అప్పయ దీక్షితులవారును నీ గోవిందమంత్రియు సమకాలీనులు అగుదురు. ఈ విధముగా కాలమునకు సరిపోవుచున్నది. వీరిది మిక్కిలి పై సీసపద్యమును చెప్పుటకు సామర్థ్యమున్నవే వసుచరిత్రమును సంస్కృతీకరించినదని. కనుకనే వి విర్మించిన రేవూరి కాళహస్తికవియే వసుచరిత్రమును సంస్కృతీకరించిన దని భావించుచున్నాను. *

ఇక సంస్కృతీకృత వసుచరిత్రమును గూర్చి కొంత మనవిచేయుదును. తెనుగు వసుచరిత్రమువలె నిది యారాశ్వాసములు గలది. గద్యపద్యములు సంఖ్యయు రెంటిలోను కూడా సమానము తెలుగులో కృతికర్త వంశాదిక్రమములు దెల్పిన పట్లు అదిప్పు తక్కిన విషయమంతయు సమానము. కాళహస్తికవి వీలైనంతవరకు రామరాజభూషణుని శ్లేషచమత్కారములు, శబ్దార్థాలంకారముల ప్రదర్శించుటకు ప్రయత్నించినాడు. పెక్కు తావులందు తన ప్రయత్నము ఫలించినాడు. పద్యములందొంగిని యమకాద్యలంకారములను గద్యమున చొదివినాడు. తెలుగు శబ్దములు సరిగ మాత్రమే రాదగిన కొన్ని యుండి అందములను విడిచిపెట్టినాడు. రామరాజభూషణుని సరిగా భంగశ్లేషలు కొన్ని చోట్ల కాళహస్తికవి సాధించలేకపోయినాడు. భావాంతరీకరణములందు దాయా మూలాతిశాయిత వ్యతిరేకములు ప్రదర్శింపుట తంమునానిపిసిదా! అంత కాళహస్తి కవి తన ప్రయత్నమున మిక్కిలి కృతార్థుడైనట్లే భావింపవలెను.

అధిష్ఠానపురమందలి రాజాద్రిశృంగ వర్ణన సందర్భమునగల "వెన్నెలైన తెల్పు గల్పవృని రాజులు, శరణము వచ్చ వెలవెలనై ఘనులు" (1—98) అను రాజన్యవర్ణనముచేయు పద్యము, అప్సరసల వర్ణనము సందర్భమున గల "ఘనుల కొండల పాలుగా జేసిన కొఱంత ద్విజరాజ నెపుడు గందించు కొదవ" (1—107) అను పద్యమునకును, అన్నగర పురస్త్రీల వికావర్ణనమునందు "పెన్ను పూవాడి నేం పొదివిలో నారి యుదిపాడమెట్టి విప్పై బోదవవలదే" (1—109) అను పద్యమున్ను, వసురాజు కేళివనమునకు పోయినప్పుడు, "నృపవనాళితివ సువర్ణపరాగ ములు సువర్ణపరాగములు వతిస్వత వహింపె" (1—149) అను పద్యమును, ఇటులే మరికొన్ని సీసపద్యములను సంస్కృతమున గద్యములో వ్రాసెను. పద్యములందు వ్రాసినచో వీనియందలి యందచందములు రావని కాబోలు కాళహస్తి కవి యీపట్టు లందు గద్యము వ్రాసియుండెను. శబ్దాలంకారము అంతగాలేని సీసపద్యములను కాళహస్తికవి శ్లోకములందే కూర్చినాడు. పీఠికయందు లక్ష్మీదేవిని స్తుతించు "సకలలోకాధి నంద్యకలాకలాపంబు దొరయు నెన్నోము చందురునితోడ" (1—2) అను సీసపద్యమున కనువాద మిట్లున్నది:

శ్లో. పర్యాప్తపర్యంకలాకలాపవిరిల
ద్విప్రసేంద్రకృత్రి సేవితశ్రీ
నాశాదిద్యవళాళి శిష్యవితర
వ్యవస్థేష్య కల్పాశ్లితా
ఆశ్లాసాన్ర పరశసెగలితతభుజా
కల్యాంగయష్టి యుతా
గుంఫతస్తవ్యాపకారణస్తసనుధా
కుంభద్వయీరాజనితా
(1—8)

శ్లో. ఆకీన గుణ వర్షేశ, శరాసిరి మందదాతే
జనకాగ్రస్త్రీతా దద్య, క్షయం దాపహారి
ప్రియా. (1—9)

సీసపద్యము నంతటిని ఒకే శ్లోకములో మలచ వీలులేదు గనుక పెద్దపద్యమునందలి భావములను రెండింట శ్లోకముల కీకేసితము పందును, ఎత్తుగీతిలోని భావములను రెండవ యనుష్టుప్పులోను నిబంధించినాడు. భావమునకు లోపము రానీయలేదు.

ఆంజనేయుని స్తోత్రము చేయునప్పుడు రామరాజ భూషణుడు చెప్పిన "తరుణార్కఫలకాశ నోర్చుకి ఖాని నెవ్వాడు రుచులచే వలమెహాకరుచులచేత" (1—8) అను పద్యమునగల చేకానుప్రాసమును దానియందలి శ్లేషను కాపాడవలెనన్న పద్యమున సాధ్యముకాదు కనుక కాళహస్తికవి దీనిని గద్యమున దీటుగా ననువదించెను:

గద్యావ్యావి:—"అథ నిరతిశయ శైశవ విశయో మహనీయో రుచిభిః ఫలమోహారువివిశ్వ తరుణ తరణి కబళన సముద్ధతిం దర్శయామాన యోవాశయే హృష్ట్య శయేన రవ్యరామముద్రికా ముదావహ (ముదువాహ?) యోవా జనేన గిజ గణార్ణవేనవ పల్వల మివ ఏయోదింం తతార యోవా రతేన నియమధారణేన ఉ మహోక్ష శిక్షా విదక్షణతయా రరాజ యోవా దానవద్విరదదళన విహరణేన నిజకేసరికిశోరత్వత్రిం ప్రకట యామాస తాదృశమహితమహిమంత మంతరంగే సంతతం చింతయామి ధీమంతమప్ప దుష్పాంతం యశోమంతం? (దయావంతం హనుమంతం) (1—15) పై గద్యమున సీసపద్యమందలి యందచందములన్నియు తేటపరిచినాడు. కాని వివరణ కొన్ని మూలాతిశాయి భావములు చేరినవి. యశోమంతమంటి యుపాణీయ ప్రయోగమును విచార్యము.

ఇటులని శబ్దాలంకారములుగల ప్రతి సీసపద్యమును గద్యమునగా వ్రాసివ దురాదు. రామరాజభూషణుడు దొరకవినవ్వైన శబ్దాలంకారములు నాటిన కాళహస్తికవి పరిసరమందు శబ్దాలంకారములతో వ్రాసిన పద్యములను నిలువు, విధించును నాననరము వర్ణన సందర్భమున జెప్పబడిన "అల నాజనపాంగ వలనావసరంగ తుల నాళికావింగ దోప్రసంగ" మను (1—126) పద్యమున కియ్యది యిట్లున్నది:

శ్లో. కాంతాలోకనపద్యలక్ష విలస
త్కందర్ప దోష్కమహా
వాతాధాతారసాలపాలఫలము
ద్యానా కీరావళిః
భృంగీస్వనిసంసంచలితిసి
భావావ్వ ఎక్రాంగనీ
రాజన్మంజరతీశయుర్ధ (..కలనాత్)
తాం తాంగరామా ప్రియః (1—37)

శ్లో. కృతకాన్యసంధనుతకాంతమేదినీ
వకళావిలోలమకుశాతిసంజాత
కలకంఠాలాపకంకతివాకలి
ప్రథిమావిరాస మధుమాసవాసరం.
(1—38)

ఇటులే కోలాహల పర్వతమును వర్ణించు సందర్భమున గల "సకవాయ నవాయ వికాగేయ పమనదాయ మెసపేమ నానావయానానిరిద" మను (2—7) సీసపద్యమున కనువాద మీ రీతిగా నున్నది:

శ్లో. [illegible]
[illegible]

[మిగతా 8 వ పేజీలో]

* ఈ విషయమై శ్రీ నిడుదవోలు వెంకటరావుగారి 'దక్షిణదేశీయాంధ్ర వాఙ్మయము' (పుటలు 367, 373) రెండవ ముద్రణము (1960) చూడవలెను.

పార్లమెంటులో ప్రముఖులు:

శ్రీ తిరుమలరావు

రచన: ప్రజాపతి

పదిహేను సంవత్సరాల నాటిమాట. కాకినాడ సంతపేరుపు పార్కులో (ప్రస్తుతం సాంబమూర్తి పార్కు) కాంగ్రెసు ప్రచార సభలు విడివిగా జరిగేరోజులు. ఒక చిన్న టేబిలు. ఆటేబిలు వెనక రెండు కుర్చీలు. ఒక కుర్చీలో అధ్యక్షస్థానంలో పల్లిపూడి పట్టాభిరామరాజుగారూ, పింగళి కుర్చీమీదుంటు నిల్చుని కనీసం రెండు ఘంటలసేపు ప్రాపిరి సరసనుంత అనర్గళధారతో కాంగ్రెస్ సంస్థ ఆదర్శాలను గూర్చి ప్రసంగించే మెయిలి కంటి తిరుమలరావు గారూ.

కాంగ్రెసువారు అకుంఠితదీక్షతో స్వరాజ్య సాధనకు చేసిన కృషిని విస్తరిస్తూ "ఎంపవారింగులు" మైన కమ్యూనిస్టులు దేశద్రోహ మైన ఎంతెంతలేసి ఆత్రాలు చేస్తున్నది ఆయన ఎవరితా కొంతెం వివరీ మసాలాతో సూటిగా వినుచుతూండే వారు. దానితో పెను నాల్గవ ఒక కాన్సేడ్ లేచి "అయ్యా దీన్ని రాజువుపరచగలరా? అని సవాల్ చేసేవాడు. తిరుమలరావుగారికి కావాల్సింది అది. నూర్వో మూర్వో అని సభలో కాంగ్రెసు కలకలం రేగేది. క్రింద నిల్చున్నవారల్లా ఆయన కుర్చీ ఎక్కి "కూర్చోండి కూర్చోండి" ఆవేశపడుక్కూర లేదు. ఆయనగారి ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను" అంటూ ఆయనే ఎంతో ఆవేశం తెచ్చుకునేవారు. అధ్యక్షస్థానంలో వున్న పట్టాభిరామరాజుగారికి మాత్రం సభ చెదిరిపోతుందేమోనని భయంవేసేది.

"మిమ్మల్ని కూర్చో తిరుమలరావూ, నేను చెబుతాను" అనేవారు. ఆవేమీ లక్ష్యపెట్టకుండానే తిరుమలరావుగారు ప్రసంగం కొనసాగించేవారు. "మనకటిక్కి ఓపిక ఇదెక్కడికి తీసుకు వెడుతుందో చూదామని ఓ నిమ్మకాయ వినావి తెక్కుండట. ఎక్కడికి తీసుకువెడుతుంది? బయటుదేరిన చోటికే మళ్లీ! ఇదేతంతు. ఎన్నాళ్లు సాగుతుంది ఇలాగ? ఏమిటి దీనికి కారణం?" ఇలాగ రెండుగంటలు ఉపన్యాసం. కుర్చీ మీద నిల్చునే పిట్టమీద గుక్కమీద పెట్టి కథలు చెబుతూ, ఒకప్పుడు నవ్విస్తూ, ఒకప్పుడు ఉద్రేకం దాదాపు రోషపోంగం కల్పిస్తూ రొప్పి సాగించేవారు. ఆనాడేకాదు ఇప్పటికీ జన రంజకంగా అర్థవంతంగా ఉపన్యసించగల రాజకీయ నాయకులు ఇద్దరు ముగ్గురిలో తిరుమలరావు గారొకరు.

ఒకప్పుడు కాకినాడ మెయిన్‌రోడ్ల మీద సైకిలురిక్షా మీద వెళ్లవలసిన అవసరం కలిగినప్పు. మరొకప్పుడు ఢిల్లీలో మిత్రులతో సాధారణమైన మద్రాస్ హోటలుతో కప్పు కాఫీ త్రాగవలసిన సందర్భం ఏర్పడవచ్చు. మంత్రిగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా తన అధికార వసతి భవనం లోని పచ్చికమీద పచార్లు చేసినప్పుడూ పదవి లేనప్పుడు గాంధీనగరం పార్కులో ఉద్యానవిహారం చేసినప్పుడూ మంత్రిగా మునిసిపాలిటీ పౌర సన్మానాలకు సమాధానం చెప్పేటప్పుడూ పదవి బయట సద్భావ సినిమాహాటల సన్మానోత్సవంలో ప్రసంగించేటప్పుడూ అప్పుడూ ఇప్పుడూ అదే రీతి. తిరుమలరావుగారిని ఎప్పుడు ఎవరు ఎక్కడ చూసినా "అయ్యా ఏమంటారు" అనిపించేటంత పొందా నిండుతనమూ ఆయనలో గోచరిస్తాయి.

సాధారణంగా రాజకీయవాదులలో పదవిలో ఉండగా చేసే ప్రసంగాలకూ వెలిగించే హోదాలకూ బయటనున్నప్పుడు కనబడే ధోరణులకూ ఓ ప్రపంచమంత తేడా కనబడుతుంది. తిరుమలరావుగారిలో అలాంటి తేడాలేమీ కనబడవని చెప్పడం నాఉద్దేశంకాదు. మన దైనందిన సమస్యలను గూర్చి రొప్పుతూ రోజూతా వాపోవడానికైతం పగలేసే పదవి కట్టబెట్టనరికి నోరు కట్టేసుకుని కూర్చున్న మహావీరత్యాగి ఎంటి వారిని మనం చూశాం. పదవిలో ఉండగా చుట్టుకునే బాధ్యతలను బట్టి ప్రసంగాలతీరుతెన్నులు కూడా మారవచ్చు. కాని మమ్ముగను నేను నేను కోపంటంతగా కారాదు. కేంద్రంలో ఆహారశాఖ ఉపమంత్రి కాని క్రితం మన ఆహార సమస్యను గూర్చి తిరుమలరావుగారు చేసిన ఉపన్యాసాలకూ ఆతర్వాత ప్రసంగాలకూ తేడాల్ని కని బడుటు సహజమే. అంతేకే సమస్యా పరిష్కారానికి అధికారంలో ఆయన సాధించిన వివ్లవ మార్గాలు పదవిలో ఉండగా కూడా గుర్తున్నవి తెలుసుకోలేని ఉండవచ్చనుకోవచ్చు సార్వత్రిక మార్పు కలిగించేటంత ఇది'గా మాత్రం లేదు.

ఆహారశాఖ అనేకానేకుల రాజకీయ జీవితాలకు గోరీకట్టింది. నిరంతరం వివరుల తిరిగిరి ప్రశ్నలు సారంసిన ఉన్న నిర్వాహణోద్యోగులు ఉప్పుల నాయకుల నిర్వీర్యుల కృషిని ఎంతునా పొందకుండా చేశాయి. అందువల్ల ఎందరో రాజకీయవేత్తలు ముఖాలు దేశం తారువూనింది. ఆహారశాఖలో ఉపమంత్రిగా స్వల్పంగానే బాధ్యతలు స్వీకరించినందువల తిరుమలరావుగారు కూడా (కొంతవరకే అయినా) చవిచి చేంద్రుడ్ని చూడక తప్పిందికాదు.

ఈ జనవరి 29తో షష్టిపూర్తి పడిలో పడినా తిరుమలరావు గారిలో పదిహేనేళ్లనాటికీ నేటికీ ఏమీ మార్పు కనబడదు. అదే హుందా అదే ఉత్సాహం అదే మనస్తాటు.

తూర్పుగోదావరి జిల్లానుంచి ప్రత్యేకం కాకినాడనుంచి మహారథులు చాలామంది ఉన్నందువల్ల తామేకూడా రాష్ట్ర రాజకీయాల్లో మునిగితే రద్దీ ఎక్కువవుతుందని భయపడిఉంటారు. అందుకని దాదాపు రెండున్నర దశాబ్దాలనుంచి ఆయన కార్యరంగం కేంద్ర శాసనసభే. 1937 నుంచీ నేటివరకూ ఆయనను తేల్చినది మధ్యలోఆయిదేళ్లపాటు 1952లోనూ మినహాఅదే.

పార్లమెంటులో ఆహారశాఖపై చర్చల సందర్భంలోను విదేశ వ్యవహారాలపై చర్చలను ఉపక్రమించేటప్పుడూ అద్భుతంగా ప్రసంగించి అందరి ప్రశంసలనూ పొందినవారు. ఆహార వస్తువుల ధరల విచారణ సంఘంలో గైర్వేల స్థాయీసంఘంలో విదేశ వ్యవహారాల స్థాయీ సంఘంతో సభ్యునిగా ఆయా రంగాలలో విశేషమైన ఆసక్తి కనబరచారు.

రచయితగా పత్రికా సంపాదకుడుగా కూడా తుకారాంగా ఉన్నాడు. ఇతర రాజకీయవేత్తల లాగా ఉనునుసాకుకు గాక ఆధ్యాత్మిక విషయాలలో నిజంగా ఆసక్తి గలిగిన వ్యక్తి మెహర్‌బాబాను గూర్చిన ఒక ఆంగ్ల గ్రంథాన్ని తెలుగులో వ్రాశారని విన్నాను.

తెలుగుదేశం బాగుపడాలి తెలుగువారు వృద్ధిలోకి రావాలి అని ఎంత ఘాటుగా మాట్లాడినా కేంద్రంలో పదవులు నిర్వహించిన నిర్వహిస్తున్న కొందరు తెలుగుపెద్దలు ఒక్కమాటలో ఉద్ధరించినవాళ్లు. తెలుగువాళ్లకి చేస్తే తమకి చెడ్డపేరు వస్తుందని భయం ఆకొందర్ని పీడిస్తుంది. తిరుమలరావుగారికి అట్టి భయసంకోచాలు లేవు. కొన్ని సందర్భాలలో ఎడమ చేతికి తెలిసిపోయినా మరికొన్ని యెడల మరీ గుప్తంగా చేశారు. ఆ చేసినది తర్వాత తర్వాత తనకే ప్రయోజనకరంగా పరిణమించినదనడం విస్మయాంతరం. ప్రస్తుతం అప్రస్తుతం.

అవసరమైన అన్ని విషయాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. పదవిలో ఉన్నా తన కాయకష్టంలా కర్తవ్యనిర్వహణ చేస్తారు. శాసనసభలలో అపారమైన అనుభవం ఉంది. ఇతరదేశాలలోని పార్లమెంటరీ పద్ధతులను కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు. పరిపాలనా వ్యవహారాలలో చెప్పుకోదగినంత ప్రవేశం ఉంది. పార్లమెంటులోని సీనియర్ కాంగ్రెస్ సభ్యులలో ఒకరు. ఇది ఎంతయు అనుభవానికీ అధికారానికీ తగిన పదవి (కేంద్రంలోనే) లభించడంలేదని ఆయన మాటలలోనే విన్నాం "తెలుగువారి అదృష్టంమీద ఆధారపడి ఉంది." మేము అనుకుంటాము.

మెరుపుల మరకలు

శ్రీ త్రిపురనేని గోపీచంద్

(గత ఆదివారం సంచిక తరువాయి)

నాలుగయిదుసార్లు కారు స్టార్టు చేశాడు కమలాకరం. మోత వెయ్యడంతప్ప అది కదల్లేదు. వర్షం వెలిసేదాకా అక్కడే వుండవలసి వస్తుందేమో అనిపించింది ఉషారాణికి. ఉంటే మాత్రమేం? అనుకున్నది. పసిపిల్లలు, వెలుగుతున్న దీపపు వత్తిని పట్టుకునే ప్రయత్నంలో సంతోషించినట్లు సంతోషించింది. మరీ మంచిది అనుకున్నది. అంతలోకే కారు కదిలింది.

కమలాకరం వూహించిన వూరే అది. అతను వూహించని హోటలుకూడా అక్కడే వుంది. ఆ హోటలుముందు కారాపి, ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, "ఒక మజిలీకి చేరాం," అన్నాడు.

కారుదిగి హోటల్లోకి వెళ్లారు. అది కమలాకరం చెప్పినట్టు చిన్నహోటలు. మహమ్మదీయుల హోటలు. మహమ్మదీయుల్లోవుంటే పెద్ద ఉపాహారశాలలూ, లేకపోతే మరీ బీదవాళ్లూ వుంటారు. వారి హోటళ్లూ అంతే. వుంటే మరీ పెద్దవి, లేకపోతే మరీ చిన్నవి వుంటవి. పెద్దవి కంపెనీ సరీయిట్లూ, గాలిపేటల్లూ వుంటవి చిన్నవి చాలా గజిబిజిగా వుంటవి.

అంతలో ఇద్దరు పోలీసులు ఒక దొంగను ఎదురుగాకూర్చోబెట్టుకొని టీ త్రాగుతున్నారు. అంబాడాయిలు కార్మికులు ఒకమూల కుర్చీ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారు టీ లాగించి వర్షంవల్ల బయటకు వెళ్లటానికి వీల్లేక హోటలు కబుర్లలో పడినట్లు వున్నారు. బల్లలు కప్పులతో ప్లేటులతో నిండివుండ అశుభ్రంగా వున్నాయి. బల్లల చుట్టూ నేల మీద ఎముకలు మొదలైనవి పడివుండి, జిడ్డు జిడ్డుగా వుంది.

ఉషారాణి కమలాకరం లోపలికి అడుగు పెట్టగానే ప్రొప్రయిటరు తన సీటులో నుంచి లేచివచ్చి అతి మర్యాదగా సలాంచేసి "ఆయియే సాబ్". అన్నాడు.

ఇక్కడ కూర్చోవటానికి ఖాళీ కుర్చీలు లేవు. వున్నా కూర్చోవటంకూడా కష్టమే. "వర్షం వెలిసేదాకా వుండటానికి గదేమైనా వుందా?" అని కమలాకరం అడిగాడు—హిందీలో అడిగాడు.

"ఉన్నది సాబ్", హిందీలోనే సమాధానం చెప్పి బోయిని పిలిచి వారిద్దరినీ పైకి తీసుకు వెళ్లమన్నాడు. వారు మెట్లమీద నుంచి పైకి వెళ్తుంటే అంతా చిత్రంగా చూస్తున్నారు. పోలీసులముందు కూర్చున్న దొంగకు కూడా వారు చిత్రంగా నే వున్నట్టున్నారు.

ఆ గది క్రింద హాలుకంటే కొంచెం శుభ్రంగా వుంది. వర్షానికి కిటికీ తలుపులన్నీ వేసివున్నాయి. బోయ్ లైటు వేశాడు. ఆగదిలో ఒక మంచం, ఒక టేబిలూ రెండు కుర్చీలు మాత్రమే వున్నాయి. వూడ్చి ఎన్నో రోజులైనట్టు వుంది. దుమ్ము దులిపి కొన్ని నెలలైనట్లు వుంది. పైకప్పు, మూలలూ బూజుతో సాలీళ్లతో నిండివున్నాయి.

"రెండు కప్పుల వేడి స్ట్రాంగు టీ పట్టుకురా" అన్నాడు కమలాకరం..

"ఒకకప్పు కాఫీ పట్టుకురమ్మను," అన్నది ఉషారాణి. ఆమెకు హిందీరాదు. తనకు కావలసిన వన్నీ అతని ద్వారా చేయించుకోవలసిందే.

"బహుశా ఇక్కడ వుండదు" అని చెప్పి బోయ్‌ని అడిగాడు. బోయ్ అతని అనుమానం నిర్ధారణచేసి టీ తీసుకురావటానికి బయలు దేరాడు. "ఎంత సేపు వుండవలసి వస్తుందో నాలుగు కప్పులు పట్టుకురా" అన్నాడు కమలాకరం.

వర్షం రావటం, హోటల్లో దిగటం, ఈ గదిలో వుండటం—ఈఅనుభవం చాలా క్రొత్తగా వుంది ఉషారాణికి.

బయట వర్షం ఇంకా జోరుగా కురుస్తూనే వుంది. అప్పట్లో తగ్గే సూచనలు ఏవీ కనపడటం లేదు. క్రమక్రమేణా ఉరుముల ధ్వనులు ఎక్కువ అవుతున్నాయి. ఆకాశం చిల్లులుపడినట్టు వుంది. లోకం ఘోష పెడుతూ వుంది.

"పూర్తిగా తడిపినట్టు వుంది. కోటువిప్పి ఆ కొంకెకు తగిలించు" అన్నాడు కమలాకరం.

అతను జ్ఞాపకంచేసేవరకూ తను కోటు వేసుకునివున్నాననే సంగతే ఆమె గమనంలో లేదు. అతని కోటు ఆమె భుజాలమీద వదులు వదులుగా వ్రేళ్లాడుతూవుంది. ఆకోటు జేబుల్లో చేతులుపెట్టుకుని తాను నిలబడివుంది.

"ఈకోటు నాకు బాగుందికదూ?"

"బాగుండకేం?"అన్నాడు చిరునవ్వునవ్వుతూ.

"పర్మనెంటుగా నాకిచ్చివెయ్యగూడదూ?"

"తీసుకో నేను వద్దన్నానా?"

ఆమెకోటు విప్పి కొంకెకు తగిలించింది.

"చలిగా వుంది."

అతను మంచంమీదవున్న రగ్గుతీసి ఆమెకు కప్పాడు. చేతిరుమాలుతో కుర్చీలూ,బల్లా తుడిచి, కూర్చున్నారు. అంతలో బోయ్ టీ తెచ్చాడు. వేడికప్పుల టీకప్పుతరువాత కప్పు నాలుగు కప్పులు త్రాగారు. వూపేశారు అనవచ్చు.

"ఎంతసేపు వుండవలసివస్తుందో!" అన్నది ఉషారాణి.

"ఎక్కువ సేపే ఉండవలసి వస్తుంది."

"ఇంత చలి తట్టుకునేఅలవాటు నాకు లేదు. వణుకులు వస్తున్నాయి. కాసేపు పడుకుంటాను."

"ఎప్పటివరకూ ఉండవలసి వస్తుందో, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకోవటంమంచిది."

ఆమె యథార్థంగానే వణకటం మొదలు పెట్టింది. కుర్చీలోనుంచి లేవలేకపోయింది. అతను సహాయంచేసి లేపి పట్టుకుని నడిపించుకొని వెళ్ళి మంచంమీద పడుకోబెట్టి రగ్గు కప్పివచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

"నువ్వు పట్టి చొక్కాతో వున్నావు" అన్నది ఉషారాణి ముణగదీసుకుని పడుకుంటూ.

"నా కీ చలి అలవాటే" అన్నాడు కమలాకరం పాంట్ జేబుల్లోకి చేతులు పోనిస్తూ.

"ఇంటిదగ్గరవాళ్ళు ఏ మనుకుంటారో!"

"అమ్మ పట్టి పిరికిది. గాభరాపడిపోతూ వుంటుంది."

"అందరికంటె పద్మ ఎక్కువ గాభరాపడుతుం దనుకుంటాను."

పద్మపేరు ఎత్తేటప్పటికి అతని ముఖం వివర్ణంఅయినట్లు గమనించింది ఉషారాణి. అతను మాట్లాడకుండా కూర్చున్నాడు, ఏమేమి వూహించుకుంటున్నాడో! తనతో వచ్చి ఈ చిక్కుల్లోపడినందుకు పశ్చాత్తాపపడటంలేదు కదా!

"మనం రాకుండా వుండవలసింది."

అతను ఒక్కక్షణం ఆలోచించి, "వర్షం తగ్గి పోతుంది. మనం త్వరలోనే ఇళ్ళి జేరుకుంటాం" అన్నాడు తన్నుతాను సమాధానపరుచుకుంటున్నట్లుగా.

"హోటలు ప్రొప్రయిటరు కప్పుకోటానికి వీకేమైనా ఇవ్వగలడేమో అడగగూడదూ?"

"దేనికి? అక్కరలేదు."

అడిగే ప్రయోజనం ఉండదనిఆమెకు తెలుసు. ఇంకొకరగ్గు వున్న లక్షణం ఆ హోటలుకు లేదు.

రగ్గు మెడదాకా కప్పుకొని మంచంమీద పడుకొని పరీక్షగా తీరిగ్గా అతనిని నఖశిఖపర్యంతం పరిశీలించింది ఉషారాణి. అతను మంచి అందగాడు. సూటిగావుండి కొనతేలివున్న ముక్కూ, విశాలమైన నుదురూ, శ్రీకారం చుట్టినట్లున్న చెవులూ, తీర్చిదిద్దినట్లు వున్న కనుబొమ్మలూ, ఎర్రని పెదవులూ కలిగి అందంగా వుంటాడు. అతనిని ఇంతకుముందుఇంతపరీక్షగా ఆమె చూడలేదు. ఆగ్రాలోని అద్భుతమైన మనోజ్ఞమైన కట్టడాలను చూస్తూ ఉత్తేజపడి ఏకాంతవీధిలోనో విహరిస్తూ అతనిసంగతి పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తుంటే అలా పట్టించుకోకపోవటం ఆమెకే ఆశ్చర్యంవేసింది. తనపట్ల పురుషుడూ ప్రవర్తించవలసిన విగ్రహంగా ప్రవర్తించాడు అనే విషయంకూడా ఆమెకు అప్పుడే స్ఫురణకు వచ్చింది. అంతనిగ్రహం అతనికి ఎక్కడనుంచి వచ్చింది? మొత్తంతనతోగడిపినకాలంలోనూ అతను ఒక్కసారైనామాట అనలేదు. గౌరవంగా మర్యాదగా ఆదరంగా వున్నాడేగాని, ఒక్క అలక్షణంకూడా చూపలేదు. ఎందుకని? అతను పద్మను గాఢంగా ప్రేమించాడా? అతనిహృదయం ఇతరఅనుభూతులకు చోటులేనంత ఆనందంతో నిండివున్నదా? అలా వున్న మనిషిలాగానూ కనపడడు.

ఆమెమనస్సు ఆవేశపడింది. ఆ ఆవేశం స్వభావం, పర్యవసానం ఆమెకు తెలుసు. ఆమె ఆపుకోగలిగిన ఆవేశంకాదది. ప్రస్తుతం ఆమె పూర్తిగా భూమిమీద నిలబడి వుంది. ఆమెకు భౌతికప్రపంచంకంటె ఇంకేదీ కనుపించటం లేదు.

"కార్లో వచ్చేటప్పుడు ఫ్రెంచిజీవితంసంగతి చెప్పావే, తత్సంబంధమైన జీవితాన్ని గురించి శాస్త్రకారులు ఏమైనా గ్రంథాలు వ్రాశారా?" అని అడిగింది, తనకు అనుకూలంగా అతని దృష్టిని త్రిప్పుకోవాలనే ఉద్దేశంతో.

"వ్రాయకేం?" అన్నాడు కమలాకరం. "మనస్తత్వవేత్తలు చాలామంది ఈ విషయం తమ గ్రంథాల్లో ప్రస్తావించారు."

"ఎవరు వారు"?

"ఫ్రాయిడ్, హావ్‌లక్ ఎల్లిస్, ఇంకా మొదలైనవారు. వీరిలో ముఖ్యులు."

"ఈ పేరులు నేను విన్నాను, ఏమంటారు వారు"?

"వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడినవి కావనీ, మానవులు తమ సౌకర్యార్థం ఏర్పరచుకునేవనీ వారి అభిప్రాయం. ఇందులో ఏదో మహాదా సంబంధంఉంటుందని వూహించటంభ్రమ. ఆనందం అనేది ఒకటి వుంటే అది వివాహాలకు బయటే వుంది. అందుకనే వివాహంలో చిక్కుకున్న జంటల్లో నూటికి ఒకరుకూడా సుఖంగా ఉండటంలేదు. వివాహసంస్థవల్ల మన పూర్వులు సుఖపడ్డారని కొందరు భావిస్తారు అది కల్ల. ఆనాడు వివాహం, తలదూర్చక వీలులేని బయటకు రావటానికి వలనుపడని ఒక ఇనుపచట్రం. అందువల్ల జీవితాంతంవరకూ కలిసి బ్రతికారు. ఈ కలిసి బ్రతకటాన్ని ప్రేమోద్దీపనగా వర్ణించటం తప్పు. పైగా స్త్రీకి గానీ పురుషునికిగానీ ఈనాజుల్లో వున్నన్ని ఆకర్షణలూ, అవకాశాలూ ఆనాడు లేవు. రహస్యంగా తప్ప స్త్రీపురుషులు కలవటానికి వీలుండేదికాదు. అందువల్ల ఇష్టం లేకపోయినా భార్యాభర్తలు కలిసిబ్రతకటం తప్పనిసరిఅయింది. వారికి గత్యంతరం లేదు. ఇది నిష్కల్మష ప్రేమగా పరిగణించబడింది. నిష్కల్మష ప్రేమ శాశ్వతంగా ఉంటుందనే భ్రమను కలిగించింది. అంతే..."

"అయితే ప్రేమ అనేదే లేదా?"

"ఉన్నది. కాని, దానికి మనం ఇస్తున్నంత గౌరవం ఇవ్వవలసిన అవుసరం లేదని వారి అభిప్రాయం. ఒక్కొక్కప్పుడు ప్రేమకు యథార్థానికి మించిన ప్రాధాన్యత ఇవ్వటమే ఇంత బీభత్సానికి కారణమేమో అనిపిస్తూ వుంటుంది. పాశ్చాత్యుల్లో కొంతమంది సెక్సు వాంఛ అన్ని కుతుకలవంటిదే నని, కాబట్టి మిగిలిన కుతులను ఏవిధంగా తీర్చుకుంటున్నామో దీని నివారణకూ ఆదేవిధంగా ప్రయత్నించవలసి వుంటుందని భావించారు. మరి కొంతమంది బయట వస్తువుల ప్రేరణవల్ల ఈ వాంఛ కలుగుతుందనీ, అందువల్ల ఈ ప్రేరణకు దూరంగా వుండటమే దీని నిరోధనకు మార్గమని భావించారు. నేటి మనస్తత్వవేత్తలు హావ్‌లక్ ఎల్లిస్ వంటివారు ఈరెండు అభిప్రాయాలతోనూ ఏకీభవించరు. ఈవాంఛ లోపలనుంచే పుట్టేదే అని వారి అభిప్రాయం. హార్మోన్స్ చలనంవల్ల ఈవాంఛ కలుగుతుందనీ, ఒక్కొక్కప్పుడు మాత్రమే పైకి ఉబికి ప్రదర్శితమవుతున్నా ఎల్లప్పుడూ అంతర్గతంగా ఈ వాంఛ వుంటూనే వుంటుందని వారు పరిశోధనలవల్ల తెల్సుకొన్నారు. అంతర్గత చలనంవల్ల సహజంగా వుంటున్న ఈ వాంఛకు, మిగిలిన వాంఛలకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరంలేదని వారి విశ్వాసం. ఇక దీనికి దివ్యత్వం ఆపాదించవలసిన అవకాశం ఏముంది? అంతే కాదు. వీరిదృష్టిలో ఈవాంఛను రూపుమాపటానికి ప్రయత్నించడం కూడా తప్పే."

అలా చెప్పుకుపోయాడు కమలాకరం. ఎన్నో వివరాలిచ్చాడు. ఎన్నో నిదర్శనాలను చూపాడు. శరీరంలో వున్న మూలాయంత్రాలను ఎన్నిటినో వర్ణించాడు. మర్మావయాల విషయం కూడా కొంతవరకు చెప్పాడు. అతను ఏ ఉద్దేశంతో ఇవన్నీ చెపుతున్నా, వింటున్నకొద్దీ ఉద్రేకం పెరిగింది ఉషారాణికి. ఆపుకోలేకపోయింది.

"మరొకప్పుడు ఆపుకోలేనంత ఆవేశం కలుగుతుందే! ఎందుకని?" అని అడిగింది.

"లోపల జరుగుతున్న హార్మోన్ల చలనమే దానికి కారణం."

"మరి ఎప్పుడూ అలా వుండదేం?"

"బయటనుంచి వచ్చే ప్రేరణవల్ల ఆచలనం వేగిరపడి వుండవచ్చు" అని లేచి గదిలో అటూ ఇటూ పచారుచెయ్యనారంభించాడు కమలాకరం.

అతనుకూడా తనవలెనే ఆవేశపడుతున్నాడని గ్రహించింది ఉషారాణి. వర్షం ఇంకా తగ్గలేదు. ఉధృతంగానే వుంది. క్రింద హోటల్లోనుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. చేతులు ముడుచుకొని కూర్చొని కూర్చొని విసిగి ఏదో ఒక నెపం పోట్లాటకు దిగినట్లున్నారు ఆ హోటల్లో వున్నవాళ్లు. వీరరకు కారణం ఏదయినా ఏదో ఒకరూపంలో బయటపడితేగాని మనిషి బ్రతకలేడు గదా!

కాసేపు, పచారుచేస్తున్న కమలాకరాన్ని పరిశీలించి చూసి, "అబ్బా! ఈరగ్గు గుచ్చుకుంటూ వుంది" అని శరీరంమీదనుంచి తీసివేసింది ఉషారాణి.

పచారు చేస్తున్న అతను ఆగి, ఒక్కక్షణం ఆమెను తదేకదృష్టితో చూచి, నడిచివెళ్ళి మంచం మీద కూర్చొని, "చలిగావుందా?" అని అడిగాడు.

"రగ్గు కప్పుకోకపోతే చలిగావుంది, కప్పుకుంటే గుచ్చుకుంటూ వుంది" అన్నది.

అతను ముందుకువంగి ఆమె కన్నుల్లోకి చూశాడు. ఆమె అతని తలను వక్షస్థలం మీదకు లాగుకుంది. అతనామెను చేతుల్లోకి తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు. అలాగే పడుకొని రగ్గు పైకిలాగాడు. అతను కాళ్లకున్న బూట్లనైనా విప్పటంకూడా మరచిపోయాడు.

బయట మేఘాలు ఒకదాన్నొకటి ఒరుసుకుంటున్నాయి. ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నాయి. ఆఘర్షణలో వాటి ముసుగులు తొలగిపోతున్నాయి. ఆక్షణమే మారిపోతున్నాయి. వర్షబిందువులరూపంలో స్వేదజలాన్ని రాలుస్తున్నాయి. ఉరుములరూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడుస్తున్నాయి. ఉండిఉండి ఒక్క మెరుపు మెరిసింది. వెంటనే భూమి బ్రద్దలయ్యేంత ధ్వనితో ఒక పిడుగు పడింది.

ఉషారాణి కమలాకరం ఢిల్లీ వచ్చేటప్పటికి రాత్రి పదిగంటలయింది. ఉషారాణి సరాసరి పద్మదగ్గరికి వెళ్లింది. పద్మకు జ్వరం తగ్గింది. గాని, నీరసంగా వుండి పడుకొని వుంది.

"వచ్చావా అక్కా!" అన్నది పద్మ అంతులేని ఆతురతతో.

"వచ్చానమ్మా. నువ్వు నీ అక్కను క్షమించాలి" అని చెప్పి, వర్షంరావటంవల్ల ప్రయాణం ఆలస్యమైందని చెప్పింది. ఒక రాత్రి వెయిటింగురూములో గడిపామని చెప్పింది గాని, హోటలు సంగతి చెప్పలేదు.

"ఆలస్యాని దేముందిలే అక్కా. మీరు అనుకున్నట్లు రాకపోయేటప్పటికి కారుకి ఏమన్నా యాక్సిడెంట్ అయిందేమో, వర్షంలో ఏమైనా ప్రమాదం సంభవించిందేమో అని మనస్సు పరిపరివిధాల వేధించింది. అక్కడ ఏమేమి చూశావో చెప్పు అక్కా."

ఉషారాణి తాను అక్కడ చూసిన విషయాలన్నీ టూకీగా చెప్పింది

"నేనుకూడా వస్తే ఎంతబాగుండేది?" అని నిట్టూర్చింది పద్మ.

"నువ్విక్కడే వుంటావుగదా! ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి చూద్దువుగాని" అని పద్మ వీపుమీద చెయ్యివేసి, "నువ్వు చాలా అదృష్టవంతురాలివి చెల్లీ," అన్నది.

"ఏం అక్కా?"

"మీ ఆయన చాలా మంచివాడమ్మా."

పద్మ సిగ్గుపడింది. "ఏమన్నా తేమిటి?"

"ఆ ఓర్పూ, ఆ మంచితనం నేనెక్కడా చూడలేదు."

"నీకు అలాగే కనుపించి వుంటారులే!".

"ఏం, నీ పట్ల ఓర్పుగా ప్రవర్తించటం లేదా ఏమిటి?" అని హాస్యంచేసింది ఉషారాణి.

పద్మ చిరునవ్వు చిందించుకుంటూ, సిగ్గు భరించలేక దిండులోకి తలదూర్చి పడుకుంది.

[సశేషం]

వసుచరిత్ర శ్రీ కాళహస్తి కవి

(5 వ పేజీ తరువాయి)

అన్యత్రాముర భావిని తతనా
ఏక్షత శారివనా
స్వాంత్రా కుత్రవిద్రత చారణగిరౌ
లేనాలిదా కృవిత్. (2—7)

శ్లో. కందరికిన్నర రీత్యా సుందరీణా మనా యాశ
కోలాహలైశ్చ పూర్ణోస్మా, త్కోలాహలాద్రిరితి. (2—8)

ఇక వసుచరిత్రములో ప్రసిద్ధములైన కొన్ని పద్యములను కాళహస్తి కవి యేవిధముగా ననువదించెనో దిఙ్మాత్రముగా ప్రదర్శింతును.

గిరికా దేవిని వర్ణించునప్పుడు రామరాజభూషణుడు వసుచరిత్రమునగల "నరశేవేటియనతే దెచ్చి"యను పద్యమును దృష్టియం దుంచుకొని చెప్పిన పద్య మిది:

తే. మేటిజమ్మేటియనటు గ్రొమ్మించుమించు
బోదిని మదనపతాస్త్రి బుటముపెట్టి
తమ్మిగద్దియ దాకట గ్రమ్మ యుట్టి
కొమ్మ గానింపబోలు నెత్తమ్మిమూతి. (6—31)

శ్లో. జాంబూనదీకర్దమజాతమూషాం,
సౌదామినీం సారశబ్దా స్మృమేషౌ
తేజోగ్నితప్తాం ధృత బీజకోశే
సంఘట్టయన్ సాధు నవత్వ కింతాన్. (2—34)

గిరికా దేవి యూరుపులు వర్ణించినప్పుడు చెప్పిన "నతి యూరుద్యుతి"(2—37) యను పద్యమున కనువాదము:

శ్లో. రంభాదంతి కరేషు సత్సురమణీ
రమ్యోరు సామ్యాప్త్యయే
దుశ్చరకష్టరణాయ తోయకణికా
పూర్ణోదరేషు క్రమాత్
తృణ్ణోష్మ కదళిం జహౌ పరమరు
ద్యూత్యాచహా ముద్దతాం
తుండాంచేవ్వ జహౌ తతో నుకరిణాం
వైరం కదళ్యా భువి.. (2—40)

వర్మనచిపుడు వసురాజుతో తా నే తిరుగా గిరికా సౌందర్యమును దాగియుండి చూచి వచ్చినది చెప్పునప్పుడున్న "స్వైర విహారధీరలగు" (3—55)
అను పద్యమున కనువాదము:

శ్లో. స్వేచ్ఛావిహార వనితా జనతా సమక్షం
సద్యోగతి ర్న సరసా స్వజనస్య హీతి
వీక్ష్యాతిపుష్పితలతా వివరా త్తరుణ్యా
రూపం వివక్షు రనురాగ తవాగతో స్మి. (2—63)

వసుచరిత్రమున పై పద్యమున రామరాజభూషణుడు 'సారసలోచన లున్నచోటికిన్ బోరున రాలి నారు చొరబూనినచో రసభంగమగుండు' అని చెప్పినప్పటి చమత్కారము అనువాదములో రాలేదు. సారసలోచనలు సాలోచనలగుదురని చెప్పబడు చమత్కార మిట గానరాదు.

కోలాహలునితో శుక్తిమతి తనను చెల్మి సాగనుట కూడదని చెప్పినప్పుడు "ఎలుంపెల్ల నీజాతి నీచోపసరణంబు ప్రకృతియొల్లను జాడ్య పరిణతంబు" (II—132) అను పద్యమున కనువాదము:

1. శ్లో. యానం నిజాతినిపానునరణ మళిలం
జాడ్యం క్షితౌ నినర్గో
గాంభీర్యవ్యాప్తి హీనా సతతమపి చలితి
పంకభాగాశయో వా
అత్యంతం దుర్నిరోధో నికపది రుదయో
జీవనం బుద్బుదాంచో
త్కోటల్యాధారసీమా నతి రధికతరోత్సేక
సంగాతిభంగా. (II—142)

2. శ్లో. అచరితోన్నత ధైర్యమహామతే,
నమగతే నదభంగనినర్గ తే!
అహహసంగతి రద్య తి మా దృశై,
రనియతస్థితి గంధగుణై కధమ్.

వసుచరిత్రమున ప్రౌఢకవి పండితులను పరీక్షించుటకు నికషోపలములవంటి పద్యము లెన్నియో గలవు. అట్టివానిలో కొకటి:

శా. ఆ తప్పంగి యనంగ రుఘాంకరణ వ
ర్ణ్యా ముఖ్య హూతాప్ర్యని
ర్వాతం బోర్వక తమ్ము లంచు దటినీ
గర్భ కమంజాత కం
జాత వ్రాతము మాటు జెందనవి యే
చన్ సోకె మున్ముమ్మునన్ గా
జ్యాతి శ్రీ దనరెనే కి మ్మనెడి వా చా
రూఢి నత్యంబుగన్ (III—109)

పై పద్యమునందలి తమ్ములు అను శబ్దమునందలి స్వారస్యము వచ్చునట్లుగా ననువదించుటకు పరీక్ష జరిగినప్పుడు కీ. శే. మండపాక పార్వతీశ్వరకవి, కీ. శే. ముడుంబ నరసింహాచార్యులు గారలు చేసిన యనువాదములు ప్రసిద్ధములు. ఈ పద్యమునకు మన కాళహస్తి కవి యనువాద మిట్లున్నది.

శ్లో. చేతో జాతనిశాత మాతవికళా
ఘాతాళితాపార్పిసా
తామ్యద్బంధుజయా నమోదరధి యా
తత్పాంథు పద్మావలి!
ప్రక్షిప్తాకుచపద్మకోశ (సవిదే)
ప్రాగేవ సాతీతవత్
జ్యాతి శ్రీ దితి నీతిశాస్త్రవచనం
సత్యంహి భూమండలే (III—109)

కాళహస్తి కవి 'నమోదర' శబ్దము ప్రయోగించినను తమ్ము అను మాటలోని స్వారస్యము దిందులో రాలేదు. కీ. శే. ముడుంబ నరసింహాచార్యులుగారు ఇచట 'సోకంజాత' మను పదము ప్రయోగించి యుర్థద్వయమును సాధించినారు.

విరహమున గిరికాదేవి వదమున తిరుగునప్పుడు చెప్పబడిన "పవమాన మానవత్వవమాన కైరవ ప్యవమాన రజము పైవంట దివురు" (III—118) అను పద్యమును కాళహస్తి కవి యిట్లనువదించినాడు.

శ్లో. లేవృత్తం కైరవ రేణు భిన్నతులతాం
శ్రీ ధాత్రవమ్మానసైః
మార్దంగ మంజారసాల పల్లవరుచిం ప్రద
వ్యతం మరుద్భాలకే
మందం నిశ్వసితం మధువ్రతరుతం
క్రోశంత పైచ్చక్రియా
వ్యాయోక్తి వ మహోజ భూత విలత
ద్యూతాసితత్వస్థకే..... (III—128)

పై శ్లోకమున భావము చెడిపోలేదు కాని తెలుగుపద్యమందలి నాదసౌందర్యము మాత్రము రాలేదు.

పుష్పావచయసందర్భమున గిరికమాత్రము అందచందములు గోలుపోకుండ 17 చిన్న చిన్న శ్లోకములు చాల మనోహరముగా కూర్చబడినవి.

గిరికాదేవి నత్తారింటికి సాగనంపునప్పుడు జనని యగు శుక్తిమతి కూతురును బుజ్జగించుచు "తమ్ములం బంపుదున్ మణిశతమ్ముల బంపుదు" వని (IV—60) చెప్పిన మాట లీవిధముగా ననువదింపబడినవి.

శ్లో. న్యాతామోదరసాను జాతనిరామ్ (వివహన్)
ద్యోతాభిరాజన్మణి
వేలా వంచిత రాజహంస వృథక
వ్రాతా నపి ప్రేషయే
భ్యాశారిక్ష చిరం ప్రపాల భువన
స్ఫీతాగమిష్యామ్యహం
తే తాసో స్వాది మాను మాను గిరిజే
ప్రీతా భవాభ్యర్హితా... (VI—82)

తెలుగు పద్యములోని ప్రాస సౌందర్యమును గూడ కాళహస్తికవి పై శ్లోకమున సాధింపగలిగినాడు.

ఈ విధముగా ఆంధ్ర మహాప్రబంధములలో వ్యగగణ్య మగు వసుచరిత్రమునందలి యుందచందములన్నియు సాధ్యమైనంతవరకు సంస్కృతమున సాధించి తెలుగువారి ప్రతిభాపాండిత్యమును యావద్భారతమునకును, ప్రపంచమునకును చాటుటకు ప్రయత్నించిన కాళహస్తికవి ధన్యుడు. ఆంధ్రజాతికి ప్రాతస్మరణీయుడు. అతని సంస్కృతకృతిని దేవనాగరిలిపిలో ముద్రించి ప్రకటించిననాడే అతనిఋణ మాగినవార మగుదుము. యావద్భారతమున నగర్వముగా తలయెత్తికొని నిలువగలము. ఇంతకాలమువరకును ఈ గ్రంథము ప్రకటింపబడకపోవుట మన దురదృష్టము. ప్రభుత్వమో, పెద్ద సంస్థలో ఈ పనికి తొందరగా పడుము కట్టుట చెప్ప.

నేను - నా ఊరు

పల్లెపట్టు భారతావనికి ప్రాణనాడి. పల్లెపట్టు తేనెపట్టులా నిండినప్పుడే దేశానికి పుష్టి. నెల్లూరుజిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఈ రచయిత తన గ్రామాభివృద్ధి కృషిలో తన అనుభవాలను ఈ వ్యాసంలో ఎంతో హృదయంగమంగా చిత్రిస్తున్నారు.

రచన:
శ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని, నెల్లూరుజిల్లాలో వెనుకబడిన ప్రాంతానికి చెందిన మా 'వాకాడు' అనే గ్రామం. గ్రామం పెద్దదే కాని మారుమూల. జనాభా సుమారు 5వేలు. మరొకర్వేం జనాభాగం గ్రామాలు చుట్టు ప్రక్కల దీని మీదనే ఆధారపడుతుంటాయి. అట్టి యీ గ్రామములో 25సంవత్సరాలకు పూర్వం ఒకచిన్న బోర్డు ఎలిమెంటరీపాఠశాల, తొమ్మిదిమంది విద్యార్థులు, ఒక్క ఉపాధ్యాయుడు గల మరొక మిషనరీలకు సంబంధించిన ఎలిమెంటరీ పాఠశాల ప్రాంతం. ఆ రోజుల్లో విద్యకునర్తైన ప్రోత్సాహం పాఠశాలలో గాని, తల్లిదండ్రులవలనగాని వుండెడిది కాదు. అందుచేతనే సామాన్య రైతు కుటుంబానికి చెందిన నేను పుస్తకవిద్య నభ్యసించే అవకాశం లేకపోయింది. ప్రయత్నించిగూడ విఫలుడనైనాను. నా యీ నిరాశ మాగ్రామమున కనీసం ఒక హయ్యర్ఎలిమెంటరీ పాఠశాలా స్థాపనకు పురికొల్పినది. మాగురువుగారును, అప్పటిలో బోర్డు ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడును అయిన శ్రీ పాటూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారును, నేనును కలసి హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలకై జిల్లాబోర్డుద్వారా ప్రయత్నించితే వీలుగాకపోయినది. ఆ సంవత్సరమే కూలిచేసికొని బ్రతికెడికొంతమంది హరిజనబాలురు నా వద్దకు వచ్చి తమకు రాత్రులందు చదువు చెప్పమనిరి. వారికోరిక నా కెంతో సంతోషమును ఉత్సాహమును కల్గించినది. ఆ మేరకు రాత్రి పాఠశాలను గ్రామస్థుల సాయముతో కొన్ని పలక పుస్తకములను సేకరించి స్థాపింప గల్గితిని. కొలది కాలములోనే ఆ పాఠశాల అభివృద్ధి గాంచినది. ఆ రోజులలో మా ప్రాంతానికి మిషనరీగా యుండిన రెవరెండ్ ఏ. డబ్ల్యు.విల్స్‌గారు యేదో సందర్భమున వచ్చి మా రాత్రి పాఠశాల అభివృద్ధిని చూచి తొమ్మిదిమంది విద్యార్థులు కలిగి రికగ్నిషన్ పోవుపరిస్థితిలోనున్న తమపాఠశాల అభివృద్ధికై నన్ను సాయపడమని కోరిరి. 'అంటరాని తనము' గట్టిగా పాటించెడు ఆ రోజుల్లో బోర్డు ఎలిమెంటరీ పాఠశాలద్వారా హరిజన విద్యార్థులకు సాయముచేయు వీలుగాక పోవడంతో మిషనరిగారి కోరికమేరకు, మిషన్‌పాఠశాల అభివృద్ధి గాంచు పక్షమున 'హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాల'గా మార్చుషరతుతో ఉపాధ్యాయుడుగా అర్పిరు కాని నేను 1936 వ సం.మార్చి 19 వ తేదీన ఆనరరీ ఉపాధ్యాయుడుగా చేరితిని. నూతనోత్సాహంతో పనిచేయగలిగాను. ఆరు నెలలలోనే పాఠశాలసంఖ్య వందకుపైగా పెరగడం, యింతలో మా అదృష్టవశముగా డాక్టరు సి. డబ్ల్యు. ఓబర్‌డార్ఫర్‌గారిని మా ప్రాంతానికి మిషనరీగా నియమించడం, మా పాఠశాల అభివృద్ధిని గమనించి, నా కోరికమేరకు, వారిహస్తం ప్రకారము మిషన్‌వారి పాఠశాలను హయ్యర్ ఎలిమెంటరీపాఠశాలగా మార్చిరి. అందుచే మాపిల్లలు 8వ తరగతి వరకు విద్యనభ్యసించే అవకాశం కలిగింది. ప్రాథమికవిద్యకంటె ఎక్కువగా తెలియని మా ప్రాంతపు ప్రజల కా పాఠశాల ఎంతోమందికి విద్యయందభిరుచి కలిగింపచేసి బయటవెళ్ళి చదువుకొన నుత్సాహపరచినది.

వాకాడు హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘ కార్యదర్శి శ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి

ఒకరోజున ఒక విద్యార్థి స్కూలుకు వస్తూ నడువ లేకుండుట గమనించి విచారించగా తనకు రెండురోజులనుంచి ఆహారము లేదని, ఆకలిగా నున్నదని చెప్పి బిగ్గరగా యేడ్వసాగెను. నాహృదయం కంపించిపోయింది. ఆనాటి ఆ సంఘటన యీ నాటికీ కన్నుల కట్టినట్లుంది. వెంటనే వానికి మాయింట భోజనము పెట్టించి, స్కూలుకు తీసుకపోయినాను. బహుశః యిలాంటి చిరుసంఘటనలే మానవునిలో ఉత్తేజాన్ని కలిగించి కార్యనిర్వహణకై పురికొల్పుతాయనుకుంటాను. ఆనాటినుంచి యోచించాను—ఇట్టి వారికొక చిన్న భోజనవసతియేర్పాటు చేయించగలిగితే బాగుండునని. కాని స్వయముగా నిర్వహించేందుకు శక్తి తక్కువ. అందుచే వెంటనే మిషనరీగారైన రెవరెండ్ సి. డబ్ల్యు. ఓబర్‌డార్ఫర్‌గారియొద్దకు వెళ్లి నాయుద్దేశం చెప్పగా వారప్పటికే యిలాంటి వసతిగృహములు కొన్ని నిర్వహించుచున్నందున మా గ్రామంలో మరియొకటి స్థాపించే అవకాశం లేదని — అట్టి వసతిగృహాన్ని స్థానిక ధనికుల సాయముతో నిర్వహించేందుకు 'నీవే సమర్థుడ'వని చెప్పి ప్రోత్సహించి — తనకు తోచిన కొంత ద్రవ్య సహాయమును — వసతి గృహమును ప్రారంభించుటకు తాత్కాలికముగ ఒక గృహమును గూడ నిచ్చిరి. నేను చేయబోవునది సత్కార్యమని నాకు తెలుసు. దైవానుగ్రహం వుంటుందనే పూర్తి నమ్మకంతో ముందువెనుకలు యోచించక ప్రాంతీయుల అండమానుకొని మహోద్రేకముతో నాశక్తికి మించిన కార్యమైనప్పటికీ, 1938 వ సంవత్సరం జూలై 1 వ తేదీన 15 మంది విద్యార్థులతో "హరిజన వసతి గృహము" అనుపేర మిషనరీగారిచ్చిన యింటిలోనే, వారిప్రథమ సహాయంతోనే ప్రారంభించితిని.

"శ్రేయాంసి— బహు విఘ్నాని" అన్నట్లు యిలాంటి పనులకెప్పుడు అడ్డంకులురాకమానవు. అనుకున్నంతగా ప్రజల సహకారం లభించ లేదు. ఇలాంటి పని మా ప్రాంతాలకు క్రొత్త గాక అసాధ్యముగా కూడ తోచెడిది. ఆర్థికంగానే గాక సాంఘికంగా గూడ అనేక చిక్కులు ఎదుర్కోవలసి వచ్చింది. పైగా పెద్ద కరువు ప్రాప్తించినది. ఎవరిపెద్దకువెళ్ళి అడిగినా "కటకటే — ఏమిచేయగలము ?" అనిరి. చిన్న చిన్న కుండలు చేయించి వారపు కుండలుగా యింటింట పెట్టించి ప్రయత్నించితిని. పిల్లలచే రాట్నము వడికించి తద్వారా కొంతపైకము సంపాదింప ప్రయత్నించితిని. మైకా చీల్పించితిని. ఈ సంస్థ నిర్వహణకై ప్రయత్నించని పని, విఫలముగాని పనిలేదు. ఈవిధ్యకాలములో కొంత ఋణము గూడ చేయవలసి వచ్చినది. ఋణముచేసి యీలాంటి సంస్థలను పోషించుట తగదని కుటుంబములోనివారు ఆప్తులు, మిత్రులు పలుమారు వద్దుహెచ్చరింప సాగిరి. అప్పుడప్పుడు నేనుమా కొంత అధైర్యపడు చుండెడి వాడను. కాని "తొలినాటి ఆ సంఘటన — ఈనాటి ఈ విద్యార్థుల సహజీవనం" స్ఫురణకు వచ్చినపుడు నాకుగలిగే ఆ వుత్సాహం, ఆనందాన్నే గాక ధైర్యాన్నిగూడ కలిగిస్తూ వుండెడిది. మానవుడు యింతకంటె చేయగలిగింది దేమిటి ? అని తలపోస్తూ సాహసించి సాగించిన యీసత్కార్యమును వదలలేకపోయెడి వాడను. కష్టాలెక్కువగు కొలది పట్టుదలెక్కువ కాసాగింది. భిక్షమెత్తియైనా నిరుపేద విద్యార్థుల పోషింప సిద్ధపడినాను. ఎలాగో మొదటి సంవత్సరం గడిచింది.రెండవ సంవత్సరం ప్రారంభించి నడుపుతుండగా గవర్నమెంట్ లేబర్ డిపార్టుమెంటువారు యిట్టి సంస్థలకు సాయము చేయుదురని విని మదరాసు వెళ్ళి అప్పటిలో లేబర్ కమీషనర్‌గా యుండిన శ్రీ వి. రామకృష్ణ ఐ. సి. ఎస్. గారిని కలసి నా ఉద్దేశమును చెప్పితిని. వారుశ్రద్ధగా విని, నాకు కొన్నిసలహాలిచ్చి భర్తీచేసి పంపమనిరి. వెనువెంటనే ఆపని చేసితిని. వారివద్దనుండి మూడు మాసముల వరకు జవాబు లేదు.

కష్టసుఖాలు సహజాస్థాయిలో వుంటూయుంటాయి. కాని విధి వేరువిధంగా నిరూపించింది. ప్రతి దినమూ శ్రమపడి సంపాదించియూ అప్పుచేసియూ, ఏపూట కాపూట జరుపుకొనవలసి వచ్చినది. ఒకనాటి సాయంకాలము ఆ పూటకు ఏమియు ఎంతప్రయత్నించినా దొరకలేదు. అన్నమానవసమున్నది. హాస్టలులోని పిల్లలు — వంట యిల్లుమూచి తమకా రాత్రి భోజనము లేదని గుసగుస లాడుకొనుచుండిరి. తల్లిదండ్రుల వద్దనున్న పిల్లలను చదువు చెప్పించెదనని తీసుకు వచ్చి — పస్తుపెడుతున్నానే అని హృదయమునందు బాధపడుచు చేయునది లేక కడకు కన్నీరు పెట్టుకొనుచుండగా —విద్యార్థులలో—'పెద్దయ్య' అను విద్యార్థి నావద్దకు వచ్చి 'సార్! మీరు ఏడ్వవద్దు —పస్తు ఉండడం మాకు మాయిండ్లవద్ద మామూలే! ఈరోజు మేము సంతోషముగ పస్తుండగలం, యిందుకై మీరు ఏడ్వడం మాకూ బాధగా వున్నది. అని చెప్పిన మాటలు "గోరుచుట్టుమీద రోకటి పోటన్నట్లు" నన్నింకను కలవరపెట్టసాగినవి. ఇంతలో పోస్టుమ్యాన్ ఒక కవరిచ్చాడు. అది లేబర్ కమీషనర్ వద్దనుండి వచ్చిన వుత్తరువు. అందులో ఆరుమంది పిల్లలకు ఒక్కొక్కనికి రూ 50 —లు చొప్పున రు 300 —లు మంజూరు కాబడినట్టున్నది. అందులో కొంతపైకము వెంటనే తెచ్చుకోనవచ్చునట్లుగను వుండినది. ఆపరిస్థితులలో నాకీ ఉత్తరువు ఎంత ఆనందాన్ని చేకూర్చి యుంటుందో మీరే వూహించి కోగలరు — వెంటనే ఆవుత్తరువును మామిత్రులకు చూపించి బియ్యము తెచ్చి విద్యార్థులను పస్తు లేకుండా చేయగల్గితిని. ఈసంస్థ జీవిత మార్గంలో యిలాంటి సంఘటనలు లెన్నో ఉన్నాయి. అవన్నీయిప్పుడు వివరించటం అతిశయోక్తిగా నుండగలదు.



మాచే నిర్మింపబడిన హైస్కూలు



కుట్టుపని నేర్చుకొంటున్న ఆడపిల్లలు

ప్రతి సంఘటనా — మార్గంలో మలుపు తిరగడం వంటిదే — మలుపు తిరగడం తలుపు తీయడం వంటిది. తెరువగానే — తత్ఫలాందుపు ఎదురుకానవచ్చు లేదా ఆప్పుడైనా నిలువబడి వుండవచ్చు. అన్ని మలుపుల వెనకాల శుభ సంఘటనే ఉండనక్కరలేదు. ప్రతి సంఘటనా ఒక పరీక్షే, అలాంటి పరీక్షలు మెట్టెక్కు గాని భగవంతుడొక జనాభువారిని ఒకు చేతికీయదు కుంటారు. సుమారు నాలుగు సంవత్సరములయిన విమ్మట మాసంస్థను ప్రభుత్వం రికగ్నైజు చేసింది. అధికారులు, అనధికారులు అనేక విధాలుగా సాయపడ్డారు. హాస్టలు ప్రారంభించిన ప్రథమములో నిర్వహణభారం కమిటీ అధీనమైనది. కమిటీ సభ్యులుగా చేరుట కెవ్వరూ ముందుకు రాలేదు. కారణం 'అంటరాని తనమే' —ఇదీ ఆనాటి సాంఘిక పరిస్థితి. ఏలాగో— ప్రయాసతో ఒక కమిటీని సిద్ధముచేసి ఆ కమిటీని 'హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘము' అనుపేర రిజిష్టరు చేయించితిని. దినదినాభివృద్ధి కాసాగింది మా ఈ సంస్థ. అనేకచోట్ల నుండి విద్యార్థులు రాసాగిరి. అనేక ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చినందున ఒకరి నుండి ఒకరు అనేక విషయాలు నేర్చుకొను అవకాశాలు కల్గినవి.

ఇది యిట్లుండ ఏపోషణ నిమిత్తము రవెళ్ళి యుండగా గూడూరు బస్ స్టాండువద్ద సుమారు 6 లేక 7 సంవత్సరములు వయస్సుగల 'రామదాసు' అను పిల్లవాడు 'ధర్మం—అమ్మా' అంటూ నావద్ద నిలబడినాడు. వానికి తల్లి దండ్రిలేరని— భిక్షాటనే జీవనోపాధి అని విని అనాథ స్థితిలో నున్న వానిని ఇలువంటియింటా నావెంట తీసుకువెళ్ళి అతని ఆరోగ్యము చక్కబెట్టి ఒక్క శ్రమపడగా—అతడిప్పుడు ఒక విద్యార్థిగా తయారు కాగలిగినాడు. మాయవిచారము చదువుచున్నాడు. మా గ్రామమునుండి పేద పిల్లల్ని, అన్నము పెట్టి మున్నారని విని ప్రక్క గ్రామము నుండి 'మూలెమ్మ' అను అనాథస్త్రీ వచ్చి తన కుమారుని తీసికొని అందుకూడా తనకు ఒక రూపాయి యివ్వమని కోరింది. మేము పిల్లవానిని తీసికొని పోషించుటయే గాక ఆమెకు ఆశ్రయమిచ్చాము. ఈపిల్లవాడిప్పుడు పదవతరగతి చదువుచున్నాడు. ఈలాగున ఒక్కసంవత్సరములోనే 10 మంది అనాథులు ఒక్కొక్కరుగా వచ్చి చేరిరి. ఇట్టి అనాథపిల్లలు సంస్థద్వారా సాయము పొందుట కనర్హులైనందున వీరికి ప్రత్యేకముగా విద్యాశాఖద్వారా 'ఆంధ్ర విద్యార్థి శరణాలయము' అనుపేర ఒక ప్రత్యేక శరణాలయ మేర్పరచితిమి. దీనియందు అన్ని కులస్థులు వుండుట కవకాశ ముండుటచే హరిజనేతర బీద విద్యార్థులకు సాయముచేయు అవకాశ మేర్పడినది. ఈలాంటి సంస్థలకు ప్రభుత్వము వారిచ్చు గ్రాంటు తక్కువేగాక యీసంవత్సరం ఖర్చుచేసిన పైకము పైసంవత్సరం యిచ్చుచున్నారు. ప్రభుత్వము తగుశ్రద్ధ చూపి ప్రోత్సాహమీయనిచో ఇట్టి శరణాలయముల నిర్వహణ దుర్లభము. 'ఆంధ్ర విద్యార్థి శరణాలయము' అనెడి ప్రత్యేక శరణాలయమునేగాక బాలికల సంఖ్య యెక్కువగుటచే బాలికల కొక వసతి గృహము ప్రత్యేకముగ నడుపుచున్నాము. ఈ సంస్థలు — మిషన్ హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాల ఒకదాని కొకటి అభివృద్ధి చెంది స్కూలు సంఖ్య 500 లకుపైగా పెరిగి క్రమశిక్షణలోనేమి ఫలితములలోనేమి మొదటిదిగా నిలబడుటచే మా విద్యార్థులకు కనీసం ఎస్. ఎస్. ఎల్. సి. వరకయినా విద్య యిచ్చుటచే యిప్పుడు గనే బాగుండు ననెడి ఉద్దేశంతో పెద్దల ప్రోత్సాహంతో అధికారుల అండతో ఇ. ఎఫ్. హైస్కూలు అను పేర ఒక ఉన్నత పాఠశాలను గూడ స్థాపించితిమి.

ఒక్కని ఆకలి మంట నార్ప విద్యార్థిపెట్టుటకై ప్రయత్నించి స్థాపించిన ఈసంస్థ యీనాడు సర్వకులములకు ఆశ్రయ మిస్తూ 868 మందిగల ఒక బాలుర వసతి గృహమును, 202 మందిగల ఒక బాలికల వసతి గృహమును 57 మంది బాల బాలికలు గల ఒక అనాథ శరణాలయమునునిర్వహించుచు మొత్తం 1127 మంది విద్యార్థులు తిండికొరత గుడ్డకొరత లేకుండ తాము పేదవారమని దిక్కులేని వారమనేభావం రాకుండ గౌరవంగా సుఖంగా జీవిస్తూ, దక్షమైన క్రమశిక్షణతో విద్యాభ్యాసంచేస్తూ ఉపయుక్తమైన పౌరులుగా తయారవుతున్నారు. ఇటీవల మాసంస్థను దర్శించిన ఒక మిత్రుడన్నాడు "బాపూజీ సజీవుడై వుండి, కులమత రహితమై కళకళ లాడుతున్న యీ సంస్థను దర్శించి వుంటే

(మిగతా 7 వ పేజీలో)



మల్ల కంబముపై వ్యాయామ ప్రదర్శనముచేస్తున్న మా విద్యార్థులు



సంస్కృతభాష ప్రాముఖ్యం

సంస్కృతము అమరభాష. కాని కొందరు భ్రమవకు లోనై మృతభాష యందురు. నిజముగా అది మృతమే అయినచో మనకు దేశ మెక్కడ? భాష కెక్కడి జీవితమే మనకు నివునకు సంస్కృతి ప్రాభవములు ఇంకెక్కడివి? అది యింది యున్నదేమో? మనకు పరిపూర్ణత్వమునిచ్చునది యిదే కదా!

ఈ విషయాలు గమనించనివారు మాత్రమే సంస్కృతమును మృత మనుచున్నారు. పాపము వారు మనకు దయనీయులు. వారిలో మనకేమి పాటి? మనవాళ్ళు తెలుసుకుంటున్నారో మనవిచేసెద.

"ఆ నాడు ఆ కొలది సంస్కృతమునేని నేను చదివి యుండనిచో మన శాస్త్రములందు ఆనందింపజాలకపోయేవాడను. ఏ జ ము న కు "నేను సంస్కృతము ఎక్కువ చదువుకొనలేదే" అని నాకు చాల విచారము కలదు. ప్రతి హిందూ బాలుడును, బాలికయు సంస్కృతము చక్కగా చదువుకొని తీరవలెనని ఇప్పుడు ఎరింగి కొంటిని. కాని ఉన్నత విద్యా ప్రణాళికలో మాతృభాషయు, ఉపరిహిందీ సంస్కృతభాషలు ఎరియు పారసీ 'అరబ్బీ' ఇంగ్లీషు భాషలు పెక్కుయిలుగా చేయవలెనని నా యాశయము. ఈ పెద్దకు భీతిల్ల పనిలేదు. బాలురకు పరభాషలో పాఠములు నేర్పవలసిన బరువు లేకుండినచో పై భాషలన్నియు నేర్చికొనుట ఒక శ్రమగాక ఉల్లాసమగునని నాకు గట్టినమ్మకము. ఒక భాష శాస్త్రీయముగా నేర్చినచో మిగిలిన భాషలు సులభతరము లగును. అసలు హిందీ,గుజరాతీ, సంస్కృతభాషలు ఏకభాషయె అనదగును. అనగా సంస్కృతము నేర్చినచో తత్పోషితములగు మన దేశ భాషలన్నియు సులభతరములై ఒక్క భాష నేర్చినంత సులకరమగును."

ఇట్లు ఆత్మకథలో మన బాపూజీ మహాత్మా గాంధీ వ్రాకుచ్చెను:

"సంస్కృతము సజీవమై యున్నంతవరకు భారత దేశము విభక్తమైనను అవిభక్తమైనట్లే. హిందీ రాజ్య భాషయగుటలో ప్రాంతీయ భాషలు మనోమాలిన్య మేర్పడినచో సంస్కృతమే రాజ్య భాషయగుట మంచిది" అని వినోబా విన్నవించెను.

"భారత దేశపు సంపన్నిధులన్నింటిలోను ఉన్నతోన్నతమైనది ఒక్క సంస్కృతభాషయే. ఈ మహోజ్వల సంపద యెంతదనుక మన ప్రజల జీవన వ్యాసంగములను నడుపుచుండునో అంతదనుక భారత జాతి ప్రతిభావంతముగ ప్రజ్వరిల్లుచుండగలదు" అని మన ప్రధాని నెహ్రూపండితు డుద్ఘోషించెను.

"ఒక్క భారతీయులకు మాత్రమే కాదు; సంస్కృతవాఙ్మయము సమస్తమైన మానవ జాతికి కూడ అత్యంతము అమూల్యమైన పెన్నిధి. ఒక్క భారతీయ సమస్యలనే కాదు. మొత్తము ప్రపంచసమస్యలనే దిద్ది తీర్చగల సర్వాంగసామ్యము, సర్వసమగ్రత సంస్కృత భాషయందు మూర్తీభవించియున్నవి. పూర్వము అఖిలభారత వ్యవహారములు సంస్కృతములో జరిగెడివి. సారస్వతము, జ్యోతిషము, గణితము, వైద్యము, రసాయనము, వేదాంతము మున్నగు శాస్త్రములన్నియు అఖిల భారత వ్యాప్తికొరకు సంస్కృతములోనే వ్రాయబడెను. నాడు సంస్కృతానికి ప్రాంతీయభాషలకును సంఘర్షణము వచ్చినట్లు ఎక్కడనూ కనిపించదు. పైగా మన భాషలన్నియు సంస్కృతము మూలకముగనే పరిపుష్టి చెందెను. భాషాపుష్టియే కాదు; పదజాల పుష్టికూడ" అని బాబూ రాజేంద్రప్రసాదు బలపరచెను.

"భారతదేశమున కంతటికీ రాష్ట్రభాషగా నుండదగిన అర్హతలు ఒక్క సంస్కృతభాషకే గలవు. హిందీభాషకు లేవు. సంస్కృతము రాష్ట్ర భాష అయినచో మన దేశ భాషల కన్నిటికీ స్పర్ధలు లేకపోగా దాని వలన పుష్టియు తుష్టియు నేర్పడును" అని కట్టమంచి రామలింగారెడ్డి గారు చెప్పిరి.

"నేటికి 800సంవత్సరములకు పూర్వము మన భారతదేశములో సంస్కృతమే రాష్ట్ర భాషగా నుండెను. పరదేశముల వ్యవహారములు కూడ సంస్కృతభాషలోనే జరుగుచుండెను. నేటికిని అట్టిశక్తిసంపదలు ఈ భాషకు సంపూర్ణముగా కలవు. కాన సంస్కృతభాషయే మనకు రాష్ట్రభాషగా నుండుటకు అన్ని విధముల అర్హమైనది" అని బహు భాషావేత్త, హిందీ మాతృభాషీయుడు, రెండు విశ్వవిద్యాలయాలకు వైస్ఛాన్సలరు అగు ఆచార్య నరేంద్రదేవు అభినందించెను.

"ఎన్ని విధముల ఆలోచించినను హిందీ కన్న సంస్కృతమే రాష్ట్రభాషగా నుండదగినదనుట సుస్పష్టమే. సర్వ సంస్కృతి సంపన్నమైనది సంస్కృతము. ప్రతి భారతీయుడు నిర్బంధముగా నేర్వదగినది కూడ. మన దేశభాషలలోని పరస్పర విరుద్ధ భావములను నిర్మూలించి అఖండ భారతైక్యము సుస్థిరపరచునది ఒక్క సంస్కృత భాషయే" అని హిందీవార్తావేత్తయగు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి సంపూర్ణానంద్ నిష్కర్షగా నిక్కచ్చి చేసెను.

మహామేధావులు, బహుభాషావేత్తలు, ప్రపంచసంస్కృతి పరిజ్ఞాన పరిపూర్ణులు, పెక్కు ప్రపంచ భాషలతోడను, పెక్కు ప్రపంచ జాతుల తోడను పరిచయముకలవారు, బహుగ్రంథకర్తలు నగు సర్దార్ కె. యం. పణిక్కర్ వ్రాకుచ్చిన విధము గమనింపుడు:

"సంస్కృతి పరిజ్ఞాన ప్రచారములకు సంస్కృత భాష ప్రధాన సాధనము. ఇతర సంస్కృతుల సమన్వయ సాధనకు ముందుగా స్వకీయ నాగరికతా ప్రాముఖ్య సమిష్టి పరిజ్ఞానము అత్యవసరము.

రచన:
విద్వాన్ కోగంటి రాఘవయ్య

అది సంస్కృత భాషాజ్ఞానము లేనిదే చక్కబడదు. మొత్తము మీద భారతీయుల కందరకు సమైక్య దృక్పథము కలిగించినదీ సంస్కృతభాషయే. మన జీవితాలు రూపొందించిన గొప్పప్రాంతీయ భాషల నన్నిటిని పరిపుష్టముచేసి నేటికీ కూడ మన భాషలకు అండదండగా నిలబడిన దీభాషయేగదా. నేడు వ్యవహార భాషగా లేనంత మాత్రాన మృత భాషయనుట సరిగాదు. అన్నిభాషలకు జీవామృతము నిచ్చునది సంస్కృతము కాదనగలమా? అతి ముఖ్యములైన చర్చలు, వ్యాఖ్యానాలు నేటికివి ఈ భాషలోనే జరుగుచుండుటనుబట్టి మనకు సంస్కృతము అమృతమే. కనుక మన జాతీయ జీవితానికి సంస్కృత భాషాధ్యయనము అతి ముఖ్యము. అతిప్రాచీన కావ్యాలు చదువుకొనుటకే కాదు. హిందువుల, బౌద్ధుల, జైనుల మత గ్రంథాలు ఆ భాషలో నున్నందువలనకాదు. అది కాళిదాసు—భవభూతి—బాణుడు, వ్యాస వాల్మీకులు—శంకరుడు, అశ్వఘోషుడు మున్నగు మహనీయుల భాషయగుటచే కాదు. ఆ సంస్కృతభాష మన సమగ్ర సంస్కృతి సమైక్య పరిరక్షణకు అతిప్రధానమైన ఏకైక కారణముగా నుండుట చేతనే సంస్కృతమును తప్పకచదివి తీరవలెనని నేను నొక్కిచెప్పుచున్నాడను. అట్లుగాక ఆ సంస్కృతమును, అది కలిగించిన ఐక్య దృక్పథమును మనము అలక్ష్యము చేసినచో మన మెట్లు ఏక జాతీయుల మయ్యెదము. ఆ నాడు పెక్కుజాతుల సముదాయ మేర్పడు ప్రమాదము సంభవించును. కనుక నిరంతర సంస్కృత భాషాధ్యయనాభివృద్ధియు, ప్రాంతీయ భాషలతోడ సంస్కృతమునకు గల పొత్తును అచ్ఛేద్యమొనర్చుటయు, మనజాతి సమైక్యానికి, మనజాతి సౌష్ఠవానికి, మనజాతి సుస్థిరత్వానికి అత్యవసరాలని నాభిప్రాయము."

సంస్కృత మొక్క హిందువులకే పవిత్రమైన భాషకాదు. బౌద్ధులకు, జైనులకు కూడ పవిత్రమైనదే. వసుబంధు—నాగార్జునుడు, ధర్మకీర్తి, అశ్వఘోషుడు, అమరుడు మున్నగు బౌద్ధ మేధావులు, తత్వవేత్తలు, సాహితీపరులు తత్వచింతనములతోడను, సాహితీసమృద్ధి రచనలతోడను సంస్కృతమును పరిపుష్టము చేసిరి. హేమచంద్రసూరివంటి బౌద్ధ మహారచయిత వ్యాస వాల్మీకి మహర్షుల కోవకు చెందును. ఇట్లు సమస్త భారతీయుల చేత జాతి మతభేదములేక పెంపొందిన సంస్కృత భాషను కేవలము ఒక్క హిందువుల సొమ్మనుట పాడికాదు. అట్లని దానిని విడనాడుట మరింత పిచ్చితన మగును. కాన సంస్కృతమును హిందూ మతముతో ముడిపెట్టుట క్షమింపరాని సహింపరాని "పెద్దపొరపాటు" అని సర్దారు పణిక్కర్ సంస్కృతభాషను చదువుటయు, చదివించుటయు అత్యవసరమని ఉద్ఘోషించెను.

పైన వివరించినవారే గాక కట్జూ, మున్షీ, పెట్పలి, పతంజలిశాస్త్రి, రామన్, శుక్లా, రాజమన్నారు మొదలగు మహామేధావు లందరు సంస్కృత భాషాధ్యయనావసరమును నొక్కిచెప్పి యున్నారు. ఇంకను పరదేశస్థులు పరభాషీయులునైన మేధావులు, భాషావేత్తలు సంస్కృత భాషావిషయములో నెట్లు అద్భుత—ఆశ్చర్య—గౌరవ—అభిమానముల వెల్లడించిరో గమనింపుడు.

"సంస్కృతసారస్వతము ఏ శాఖయందు చూచినను అపారత్వ మందియున్నది."
— సర్. విలియం జోన్సు.

"కెల్టు, గ్రీకు, లాటిన్, గాథిక్ మున్నగు భాషలన్నియు వేరువేరు కాలములందు సంస్కృతమునుండి పుట్టినవి"
—కర్జను పండితుడు.

"దేశముల నెన్నియో మార్పులు సంభవించినవి. ఎన్నియో సామ్రాజ్యములు పుట్టినవి; గిట్టినవి. ఎన్నియో క్రొత్తక్రొత్త మతములు వెలసినవి. యుద్ధములు జరిగినవి. కాని సంస్కృతభాష కించిత్తుగాకూడ నెక్కుచెదరక సాటిలేని సొగసుండనముతో విలసిల్లుచునే యున్నది. యూరప్ భాషలకు తల్లియు, గ్రీకు రోమన్ భాషలకు మూలము నైనసంస్కృత భాష నేటికిని అక్షీణ కనబడుట యెంతయు ఆశ్చర్యకరము."
—మైలరు దొర.

"పురాతన సంస్కృతభాషనుండియే ప్రాచీన—అర్వాచీన వివిధభాషాసంప్రదాయములు ఉత్పన్నమైనవి. పదార్థశాస్త్రములైన ప్రకృతిశాస్త్రాదులకు అనురూపములైన జగత్ పరిణామాదివాదములు, చర్చలు అతిప్రాచీనమైన సంస్కృతిదర్శనాది శాస్త్రములందు యుండుట అతి విచిత్రము; అత్యద్భుతము కూడ"
—ఫ్రెంచి పండితుడు లూయీ జకోలియట్.

"జపాను విద్యాలయములందు సంస్కృతము నిర్బంధపఠనీయము. నేడు జపానీయులు మూడువేలమంది సంస్కృతపండితులై నానా శాఖలందు పనిచేయుచున్నారు"
—డాక్టరు సోదా, టాకీ, టోకియో.

ఇట్లు మేక్సుముల్లరు, మెక్డానాల్, బీబరు, కీత్ మున్నగు పాశ్చాత్య పరిశోధక శిఖామణులే గీర్వాణభాషాప్రాశస్త్యమును వేనోళ్ల పొగడిరి. సంస్కృతము చదువనేర్చినవా డెవడైనను దీనికి చేయెత్తి మ్రొక్కనివా డుండడు. ప్రపంచము సంస్కృతభాష పఠన పాఠనముల నెట్లాదరించుచున్నదో గమనింతము.

"పూర్వ పశ్చిమ భాషలకు పెక్కులకు సంస్కృతభాషయే మూలము. కనుకనే అమెరికాలో విశ్వవిద్యాలయములందును, కళాశాలలందును సంస్కృతభాషాబోధనాపీఠము లేర్పరుపబడినవి. అమెరికా కాంగ్రెసు పుస్తకాలయములో సంస్కృతగ్రంథాలు నాల్గులక్షలు గలవు."

(అమెరికన్ రిపోర్టరు) జర్మనీ బెర్లిన్ గ్రంథాలయములో ఏబదివేలు, లండన్ ప్రభుత్వ పుస్తకాలయములో లక్ష గ్రంథములకు పైగా సంస్కృత గ్రంథములు కలవు. ఇట్లు పరదేశములు, అచటి మేధావులు మన సంస్కృతభాషయందు బద్ధాదరులై యుండ నిన్న మొన్నటిదాక మన ఆంధ్ర విశ్వవిద్యాలయములో సంస్కృత బోధనాపీఠమే లేకుండెను. ఇది మనకు ఆత్మవినాశకరము కాదా?

1952 సం. టర్కీదేశములోని ఇస్తాంబుల్ నగరములో జరిగిన పూర్వ పశ్చిమ భాషా పండితుల పరిషత్తునకు మన ప్రతినిధిగా వెళ్లిన శ్రీ లక్ష్మణస్వామి మొదలియారుగారు వెల్లడించిన విషయము గమనింపుడు.

"లోకములోని అనేకదేశములు మనసంస్కృతభాషయందు బద్ధాదరములై యున్నవి. సంస్కృతంకన్న గొప్పదికాని, సమర్థమైనది కాని వేరొక సాహిత్యము లేదు. ఆసియా భాషలకే గాక యూరపీయ భాషలన్నిటికీ కూడ సంస్కృతము మాతృక. కాన అట్టి సంస్కృతమును అధ్యయనము చేయుట, బోధించుటయు విజ్ఞానశాస్త్రాభివృద్ధికి అత్యవసరములు. సంస్కృతభాషనే లోకభాషగా చేయు విషయముకూడ ఆలోచింపదగినది".

అని ఆసమావేశమునకు వచ్చిన విదేశీయ భాషాపండితులందరు మన సంస్కృత ప్రాభవమును గుర్తించిరని చెప్పుటకు నేనెంతయు సంతసించుచున్నాను."

లక్ష్మణస్వామి మొదలియార్, వైస్ఛాన్సలరు, మద్రాసు.

సంస్కృతము నిర్బంధము చేయరాదనువారు సయితము సంస్కృతప్రాభవమును గుర్తింపక పోలేరు. దాని బహుళప్రచారమునుకూడ అమోదించియే యున్నారు. మన సంస్కృతికి, మన గొప్పతనమునకు, మన దేశభాషల సౌష్ఠవానికి మూలము సంస్కృతమే యనుట కూడ వారు మరువలేదు. (సశేషం)

ఎన్నుకొనండి నోర్టన్ లేక అడ్మిరల్





బాగుగా వంచబడిన ఫోర్కునీ అమర్చుటచే పిటిని వరుసుట సులభము.

హింద్ సైకిల్స్ లి., 250 వర్లి, బొంబాయి 18

ASP/HC-162

సోల్ ఏజెంట్లు:
హిందూస్తాన్ డీలర్సు లిమిటెడ్,
కెంపెగౌడ రోడ్డు, బెంగుళూరు.

వ్యాసపీఠం

జాతక కథలు

(ప్రథమ సంపుటి)

(ఉత్తమ గ్రంథమాల ప్రచురణ)

ప్రకటన కర్తలు: సాహితీ సమితి, రేపల్లె. ప్రాప్తి స్థానములు: సాహితీ సమితి, రేపల్లె, తల్లావఝ్ఝలవారు, ఒంగోలు. వెల: పదిరూపాయలు.

క్రీస్తుకు పూర్వము దాదాపు అయిదువందల సంవత్సరములకు ముందు మనదేశములో అవతరించిన ఒక మహా పురుషుని శేషము బౌద్ధమతము. ఈ మతము అతి ప్రాచీనకాలమందే దేశ దేశములందు వ్యాపించినది. నేటికిని లోకములో మహా మతములలో బౌద్ధము ఒకటి అయి, సజీవముగా నిలిచి వర్ధిల్లుచున్నది.

ప్రాచీన కాలమందే, ఈ మతమునుసరించు కొని, శిల్పమూ, వాఙ్మయమూ అనంతముగా పెరిగినవి. అందుచేత ప్రాచీన బౌద్ధగ్రంథములనేకములు, పాళీ ప్రాకృతములలోనేగాక, సంస్కృతములో కూడ రచితములైనవి.

గత శతాబ్దము ప్రారంభమునుంచే, పాశ్చాత్య పండితులను అనేకులను బౌద్ధవాఙ్మయము ఎంతయో ఆకర్షించినది. హాడ్జసన్, బోర్నాఫ్, చిల్డర్సు, ఫౌస్బాల్, రైస్డేవిడ్సుదంపతులు, మొదలైన మహాపండితులు ఎందరో సంస్కృత పాళీ భాషలను అభ్యసించి, అనేక బౌద్ధగ్రంథములను, పాశ్చాత్య భాషలలోకి అనువదించిరి. ఇంతేగాక, బౌద్ధమత, ఇతిహాస విషయములను గూర్చి కూడ అనేక గ్రంథములను వ్రాసి ప్రచురించిరి. ఇక ప్రాచీన బౌద్ధకథలను గూర్చి వెలువడిన గ్రంథములకు కాని, వ్యాఖ్యానములకుకాని, లెక్కయే లేదని చెప్పినను, అతిశయోక్తి యని అనిపించుకొనదు.

జాతక కథలకు బౌద్ధవాఙ్మయమునందు ప్రత్యేకస్థాన మున్నది. గౌతముడు, అనేక జన్మల నెత్తి, దశపారమితలను సాధించి, చివరి జన్మ అయిన గౌతమజన్మమందు బుద్ధుడయి, పరినిర్వాణముచెందెనట్లు, బౌద్ధులు విశ్వసించుచున్నారు. ఈ జన్మలు, జన్మ కథలు మొత్తము మీద అయిదువందల నలుబది ఏడని లెక్కతేలినట్లు శ్రీ శివశంకరస్వామి వారు, తమ ప్రస్తావనయందు వివరపరిచిరి. ఈ అయిదు వందల నలుబది ఏడు జన్మములందును, పిపీలికాది, సర్వ జీవకోటితోను, బుద్ధుని జాతకములు గోచరించును. మానవులందు కూడ, సర్వకులములందును బుద్ధుడు జన్మమెత్తినట్లు ఈ కథలందు కనుపించును. కాని, ఏ జన్మ ఎత్తినను, ఆతడప్పుడు బోధిసత్వుడే. ఆ జాతిలో అన్ని విధములుగాకూడ, ఆతడే ఉత్తముడు.

ఈ కథలన్నియు గౌతమబుద్ధుని నోటి నుండి వెలువడినట్లు బౌద్ధగ్రంథములందు రచింపబడినది. ఏ విహారమందో, ఎచటనో తన శిష్యులమధ్య జరిగిన సంఘటన ఒకదానిని ఆధారముగ చేసికొని, బుద్ధుడీ కథలను చెప్పినట్లుండును. అందుచేత ప్రతికథ రెండు భాగములుగా నుండును. ప్రథమభాగము వర్తమాన కథ; రెండవభాగము అతీతకథ. వర్తమానకథ గౌతముని శిష్యవర్గమందలి ఒక కారణ సంఘటన. అతీత కథ, తద్విషయమై వీటిని విపులమొనర్చు బుద్ధుని పూర్వజన్మగాథ. ఇవిగాక, అందలి నీతిని సూత్రప్రాయముగా తెల్పుపద్యములు కూడ ఈ కథలకు అనుబంధములుగా నుండును.

కాని, ఈ కథలన్నియు ఒక్క గ్రంథమందును సంపుటీకరించబడి లేవు. అనేక కథలు త్రిపిటకములందు అంతర్గతముగా ఉన్నవి. మరికొన్ని కథలు, నికాయములు మొదలగుగ అనేక ఇతర గ్రంథములలో ఉన్నవి. వీటినన్నిటిని, ప్రథమమున ఫౌజ అను డెన్మార్కు దేశ పండితుడు పాళీమూలమునుండే సేకరించి, "జాతక అట్టకథా" అను పేరున ఒక సంపుటిని ప్రకటించినాడు. ఆటుతరువాత, పూర్తిగను, భాగభాగములుగను, అనేక పాశ్చాత్య భాషలలోకి ఇది అనువదింపబడినది. శివశంకరస్వామివారి జాతకకథలకుగూడ, ఫౌజబాలు పాళీగ్రంథమే మూలము.

జాతకకథలు నేడు లోకములో ఉన్న కథలన్నిటిలోను అతిప్రాచీనమయినవని చెప్పవచ్చును. ఇంతకంటె ప్రాచీనమయిన కథలు, వేదములందు చెప్పిన కొద్దిచిన్న కథలు మాత్రమే. నేటి ప్రపంచ వాఙ్మయమందు, ప్రధానస్థాన మాక్రమించు కథాస్వరూపముల కెల్ల, ఈ అతిప్రాచీనజాతక కథలే అంకురము లని కొందరి పండితుల అభిప్రాయము.

ఈ దివ్యకథలు, అనేక ఇతర భాషలలోకి అనువదింపబడినప్పటికీ, బౌద్ధమతమును అతి ప్రీతితో ఒకనాడు ఆదరించిన మన తెలుగు దేశభాషలోకి, సక్రమముగా పాళీనుంచే అనువదించుటకు ఇదే ప్రథమప్రయత్నము. ఈ సంపుటిలో శ్రీ శివశంకర స్వామివారు, ఫౌజ్బాలుగారి "అట్టకథ" సంపుటినే అనుకరించి, అనువదించిరి.

అందుచేత ఈ గ్రంథము, సామాన్యముగా, వట్టి కాలక్షేపముకొరకు కథలను చదువుకొను వారికేగాక మనప్రాచీనచరిత్రనుగూర్చి పరిశోధనలు చేయుపండితులకుగూడ చాల యుపయుక్తమయినది. బౌద్ధయుగమందు మనదేశజీవితమును, సంప్రదాయములను విదితముచేయుగల్గుటేగాక, అనేక సూక్ష్మాదాయములను, పరిభాషను సైతము, ఈ గ్రంథమునుండి తెలిసికొనవచ్చును.

ఆ పయిన ప్రాచీన బౌద్ధకళను గూర్చి కృషి చేయువారికి గూడ ఈ గ్రంథము చాల ఉపయోగకరము. జాతక కథలలో ముఖ్యమయిన వాటిని, ఇరువది ఎనిమిదింటిని, ప్రప్రథమమున బారాహుత్ స్తూపముపైన బౌద్ధశిల్పులుచిత్రించిరి. తర్వాత అనేక బౌద్ధస్తూపములపైనను, అజంతా గుహలందుకూడ ఆ జాతక కథలు అనేక రీతుల చిత్రితములయినవి. శ్రీ శివశంకర స్వామివిరచిత జాతక కథల సంపుటి యందు ఈ కథలు చాల విపులముగా తెలియ గలవు. కాని ప్రథమసంపుటిలో మఖాదేవ జాతకము నిగ్రోధమృగజాతకము నవ్యజాతకము కపోత జాతకము అరామ దూసక జాతకము అండభూతక జాతకము అను ఆరు జాతక కథలు మాత్రమే వచ్చినవి. ఇందుకు కారణము అయిదు వందల నలువది ఏడు కథలలో మొదటి నూట పదిటి మాత్రమే ఈ ప్రథమ సంపుటియందు ముద్రితములు. మిగిలిన చిత్రిత కథలన్నియు తక్కిన సంపుటములు పూర్తి అవునరికి ప్రతి తెలుగు వానికి కరతలా మలకములు కాగలవు.

ఈ కథలను అనువదించుటకు శ్రీ శివశంకర స్వామికిగల సంస్కృత పాళి ప్రాకృత భాషలందలి పాండిత్యము చక్కగా తోడ్పడిన మాట వాస్తవము. నిజముగా అర్ధభావ మొదలు ప్రాచీన సంస్కృత పాళి మొదలయిన సర్వ ప్రాచీన హైందవ భాషలందు పూర్ణపాండిత్యము లేనిదే ఈ గ్రంథమును ఈ రీతి అనువదించుట అసాధ్యము అని చెప్పవచ్చును. ఇంతేకాక, కథల కనుబంధములుయిన పాళి పద్యములు సయితము ఈ గ్రంథమందు పద్యరూపముననే అనువదింపబడినవి.

ప్రతి గ్రంథాలయమునకు అలంకారము కాగలదు. ప్రతి గృహమునకుకూడా అలంకారము కాగలదు. నిజముగా ఈ దివ్యగ్రంథ అనువాదమునకు, ప్రచురణకు ప్రోత్సాహమిచ్చి శ్రీ శివశంకర స్వామి వారికి ద్రవ్యమిచ్చిన మన కేంద్ర ప్రభుత్వమును ఎంతోఅభినందించవలసిన విధి ప్రతి ఆంధ్రునకు ఉన్నదని నా అభిప్రాయము. ఇంతే గాక, ఈయనకుతోడ్పై నిలిచి ఈ గ్రంథమును బయలుపెట్టుటకు సహకరించిన సంపాదకవర్గ మందలి వారు సయితము అభినందనీయులు.

ఈ గ్రంథము శ్రీ ఆమంచర్ల శేషాచలపతి రావుగార్కి అంకితమీయబడింది.

—ఆమంచర్ల గోపాలరావు

నేను - నా ఊరు

(6 వ పేజీ తరువాయి)

ఎంత ఆనందించి వుంటేవాళ్లో" అని. ఆకారణ నాకూ వున్నా కనీసం వారి ఆశీర్వాదం అయినా పొందగలుగుతున్నా ననుకుంటాను. ఒకసామాన్య కుటుంబములోని వాడను — విద్యాధికుడను కాని నన్ను అనేక విధములుగా పరీక్షించి ఇట్టి సత్కార్యమును చేసెడి అవకాశమును నాకు కల్పించిన భగవంతునికి నాకృతజ్ఞతాభి వందనములు. 'సంతృప్తి' దారిద్ర్యానికి పర్యాయ పదమట బహుశ యీ లోకోక్తి పుట్టి పెంపొందు పులోభి వృద్ధి సాధించుటలో సత్య మనుకుంటాను. సంస్థలు స్థాపించి విద్యాభివృద్ధి పెట్టడంలో సంతృప్తి నాకు యింకనూ కలగలేదు. ఎస్. ఎస్. ఎల్. సి. వరకు చదివి ఆపిన పిల్లలకు ఆవిద్య అనర్థాలకు దారి తీయడం గమనించి అట్టివారి కేదయినా వృత్తివిద్య నేర్పగలిగితే బాగుండుననే ఉద్దేశంతో ఒక పారిశ్రామిక పాఠశాలను స్థాపించితిమి. ఇలాంటి ప్రదేశాలలో సాంకేతిక పాఠశాలలను స్థాపించడం అవసరమని అందులకై ప్రభుత్వ మెంతయినా ప్రోత్సాహ పరచడం అవసరమని నా ఉద్దేశం.

ఏలాగయితేనేం — విద్యా కేంద్రంగా మారిన మా 'వాకాడు' గ్రామం పట్టుప్రాంతాల ప్రజలకు ఒక యాత్రాక్షేత్ర మయింది. యాత్రాక్షేత్రం అనే కంటె 'సేవాక్షేత్రం' అంటే బాగుంటుం దేమో — ఆరాధింప గలదైవం 'సాంఘికసేవ' —చదువుకోదలచిన విద్యార్థులకు, చూడదలచిన పెద్దలకు యిదే నాస్వాగతం.

ఈసంస్థ నిర్వహణలో అనేక కష్టాలు పడినా నాది ఆనందమయ జీవితం గానే భావిస్తుంటాను సుఖం వేరు, ఆనందం వేరని గ్రహించగలిగాను గనుక. జీవిత మార్గంలో ఆపద వచ్చినా, ఆనందం కలిగినా తరువాత స్థిమితంగా వాటిని నెమరువేసి కొన్నప్పుడు మాత్రం అన్నీ అమూల్యం గానే కనబడుతాయి — అస్తమానం వుంటాయి. ఒక విధమయిన తియ్యదనమూ యిస్తాయి. వీటిని మాసిపోనీయం. అనంత యాత్రా మార్గంలో అవే మనకు దారి బత్తెం. నిజంగా యీలాంటి ఎన్నో నిర్వహణ అసిధారావ్రతం వంటిది. కాని మన జాతిపిత గాంధీ మహాత్ముడు నిల్పిన ఆదర్శం 'ఓర్పు' సుదూరాన వుండి కూడా జ్యోతి శృంఖలా విస్పష్టమై కట్టెదుట వెలుగొందుతూ వుండడం చేత ఆవెలుగు బాటన్నే ముందుకు సాగి పోతున్నాం. ఇందు స్వల్పక్లేశాలు —మార్గాయాసాలు పరిగణింప దగినవి కావు.

పుస్తక స్వీకారం

జ్యోతిర్వేదము: రచన: కే.శే. గొబ్బూరు వేంకటానందరాఘవరావు, వెల: రూ. 3.00, ప్రతులకు: శాస్త్ర విజ్ఞానము, చరిత్ర తెలుగు—ఉర్దూ అకాడమీ, హైదరాబాద.

కేయూరబాహు చరిత్రము (మంచనకవి ప్రణీతము): పరిష్కర్త: శ్రీ తిమ్మావఝ్ఝల కోదండరామయ్య, వెల: ఒకరూపాయి డెబ్బది యైదు నయాపైసలు. ప్రతులకు: సరస్వతీ కుటీరము, మదరాసు—21.

కవికోకమాట (ఖండకావ్యము): రచయిత, గర్రం చెన్నారెడ్డి, వెల: 75 నయాపైసలు: ప్రతులకు: శ్రీ ప్రభాకర గ్రంథమాల, మాచెర్ల, గుంటూరుజిల్లా.

సుభాషిత రత్నమాల: రచయిత: బి.వి. రామబ్రహ్మశాస్త్రి, మూల్యం: 50 న.పై. ప్రతులకు: బి.వి.ఆర్. శాస్త్రి, 13—1—95 సీతారాంబాగ్, హైదరాబాద్—6.

అణుయుగంలో ప్రపంచశాంతి: అనువాదకులు: వి. నారాయణరావు, వెల: రు 1—25 న.పై. ప్రతులకు: యం. శేషాచలం అండ్ కంపెనీ, మచిలీపట్టణము.

వాన్నాలు: (శతకము) కల్పన: వెల: 25 నయాపైసలు: సమతాప్రచురణ, సికిసిల్లా, ప్రతులకు: చింతల నరసింహులు అండ్ సన్సు, ఆఫీసు రోడ్, కరీంనగరము, (ఆం.ప్ర)

శ్రీ శివానంద భజనకీర్తనలు: మొదటి భాగం, రచయిత: వర్మాచల అప్పలస్వామి, బెజ్జిపురం, బరంపురం, గంజాం (ఒరిస్సా) ప్రతులకు: రచయిత పేర వ్రాయవలెను.

మహాత్ముడు గౌతమబుద్ధుడు (బుద్ధుని జీవిత చరిత్ర): రచయిత: బళ్ల అప్పారావు, వెల: 1—00, ప్రతులకు: రచయిత, నాగమ్మపేట, పెద్దాపురం.

సూర్యదేవర రాజన్యచరిత్ర: రచయిత: కొడాలి లక్ష్మీనారాయణ, వెల: ఒక రూపాయి, ప్రతులకు: నవభారత్ బుక్ హౌస్, విజయవాడ—2.

బ్రహ్మోపరోక్ష కరణము: శ్రీ శంకరావధూత ప్రణీతము, ప్రకాశకులు: ఉత్పల వెంకటరావు, వెల: 75న.పై., ప్రతులకు: శ్రీ కుసుమహరనాథ పత్రికా కార్యాలయము, 15—8—458, ఫీల్ఖానా, హైదరాబాద్.

భారతీయ హృదయము: అనువాదకులు: బులుసు వెంకటేశ్వర్లు, వెల: మూడు రూపాయలు, ప్రతులకు: బి.వి. అండ్ సన్సు, రామారావుపేట, కాకినాడ.

మురళీరవం: (లలితసంగీత గీతమంజరి): రచన: మడిపడిగ బలరామాచార్యులు, వెల: రు 1.50 న.పై, ప్రతులకు: శ్రీ రామా బుక్ డిపో, సికింద్రాబాదు, క్వాలిటీ పబ్లిషర్సు, విజయవాడ—2.

సినీవాలి: రచన: ఆరుద్ర, వెల: రూ1—75 న.పై. ప్రతులకు: యం. శేషాచలం అండ్ కంపెనీ, మచిలీపట్నం, మద్రాసు, సికింద్రాబాద్.

శతపత్రము: రచన: పైడిపాటి సుబ్బరామశాస్త్రి, మూల్యం: రు 1—40 న.పై, ప్రతులకు: భారతీనికేతన్, విజయవాడ—2.

టింబర్సమాచార్: మాసపత్రిక, సంపాదకులు: దిగవల్లి శేషగిరిరావు, వెల: 25 న.పై., ప్రతులకు: మేనేజర్, టింబరు సమాచార్, బకింగుహాంపేట, విజయవాడ—2.

తక్కువ తిన్నదెవరు? (స్త్రీపాత్ర లేని నాటిక): రచయిత: రంభా నరసింహారావు, వెల: 50 న.పై. ప్రతులకు: వాధవప్పు పబ్లికేషన్స్, విజయవాడ—1.

రాశిఫలం-చంద్రబలం

5—2—1961 మొదలు 11—2—1961 వరకు

గ్రహస్థితి

మిథునంలో అంగారకుడు, సింహంలో రాహువు. ధనుర్మకరాలలో గురుడు, మకరంలో రవి శనులు, కుంభంలో బుధ కేతువులు మీనంలో శుక్రుడు. కన్యతుల వృశ్చిక ధనస్సులలో చంద్రుడు—

వ్యాపార భవిష్యత్తు: బంగారము నిలకడ, వెండి మందము, నూలు వస్త్రములు తేజీ, నూనె, విత్తనములు తేజీ, పసుపు మందము.

మేషం

(అశ్వ, భర, కృత్తిక 1 పా)

యోగ ప్రదమైన కాలము. అన్నివిధాల సంతృప్తికరంగాఉంటుంది. శ్రమ లేకుండగనే సర్వసుభములు సమకూరు చుంటాయి. ఏ పని తలపెట్టినా ఎదురు లేకుండా జరిగిపోవుచుంటుంది. ఏ సందర్భంగాను సన్న స్వతంత్రుల మనుకొని నిర్లక్ష్యంగా ప్రవర్తింపకూడదు. రాజకీయ సాంఘిక వ్యవహారములలో జోక్యం కలిగించుకో వలసి వస్తుంది. వివాదగ్రస్త పక్షాలలో ఏదో వొకదానిని బలపరచటం జరిగితే అందువల్ల కలిగే చిక్కులను కూడా భరించవలసిఉంటుంది. ఉద్యోగములలో అనుకూలమార్పులు, అభివృద్ధికి పోగల అవకాశములు లభిస్తాయి. మీ శక్తి సామర్థ్యముల నుపయోగించి వ్యాపారాన్ని పెంపొందింప చేస కొంటారు. ధైర్య సాహసాలు అక్కరకు వస్తాయి. ఆదాయం బావుంటుంది. శుభకార్యముల గూర్చి ఎక్కువగా ధనవ్యయమగుతుంది. ముందుముందు లాభించే కార్యక్రమాలలో మిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది. గృహస్థ జీవితం సుఖంగాజరిగిపోతుంది. నూతనవస్త్రాభరణప్రాప్తి.

వృషభం

(కృత్తి 2, 3, 4 పా, రోహి, మృగ 1,2 పా)

స్వశక్తితో అన్ని విషయాలు సమర్థించుకో గలుగుతారు. గొప్పవారి ప్రోత్సాహం లభిస్తుంది. సాహిత్య రంగంలో ముందడుగు వేస్తారు. సంఘములో గౌరవస్థానం లభిస్తుంది. గౌరవంతోబాటు ఆదాయం హెచ్చుతుంది. నూతన వస్తు వాహనములు ఏర్పర్చుకో గలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలమార్పులువస్తాయి. ఆందోళన తొలగిస్వస్థత చిక్కుతుంది. వ్యాపారములలో అవరోధములుతొలగిఅభివృద్ధికిపోగలఅవకాశములు చిక్కుతాయి. నిలబడిముందుకుపోగలమనే ధైర్యం చిక్కుతుంది. పెట్టు బడులు పెంచి నూతన మార్గములలో నడుపదలచిన వ్యాపారములందు అనుకూలత ఏర్పడుతుంది. మీ పలుకుబడిని వినియోగించి మిత్రులకు గలిగినవ్యవహారిక చిక్కులను తొలగించుతారు. శుభకార్యములుకలిసి వస్తాయి. సంతతికి లేదా మాతా పితరులలో నొకరికిస్వల్పఅనారోగ్యముసంభవించినెమ్మదిస్తుంది.

మిథునం

(మృగ3,4 పా, ఆరు, పున 1,2,3 పా)

శ్రమ లేకుండా ఏ పనికాదు. ముఖప్రీతికి మాటలు చెప్పుతారు. పనులు జరగటంమాత్రం పదునుగానే ఉంటుంది. అయినప్పటికీ ఓర్పు వహించి మీ బుద్ధి బలంతో మీ కార్యాలను నెరవేర్చుకో గలుగుతారు. గొప్పవారి పరిచయం కలుగుతుంది. వ్యవహారిక సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుచుంటాయి. ఆగిపోయిన మీకార్య కలాపములు అనుకూలంగా ముందుకు జరుగుతాయి. డబ్బు అవసరం ఎక్కువవుతుంది. మీ అంచనాలు తప్పుతాయికాని, దైవానుగ్రహం వల్ల మరొకరూపంలో ద్రవ్యసమకూరి ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగములలో స్థాన చలనం కాగల సూచనలు, వ్యతిరేకత తొలగి స్వస్థత చిక్కుతుంది. వ్యాపారములలో విధానం అవసరం. పరుగెత్తి ప్రయోజనం లేదు. మార్పును గమనిస్తూ ముందడుగు వేయాలి. సామాజికంగా ఇంతకు ముందున్న అభిప్రాయ భేదములుతొలగి మిత్రులతో సఖ్యత సమకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యము లలోపాల్గొంటారు. ఆరోగ్యం సంతృప్తిగా ఉండదు. సంతతికి కూడా స్వల్ప అనారోగ్యం సూచిస్తుంది.

కర్కాటకం

(పున 4పా, పుష్య, ఆశ్రే)

ఎటు జూచినా వ్యతిరేక వాతావరణమే కనిపిస్తుంది. సామరస్యంగా పోజూచినకొద్దీ ఎదటి వారిదిగింపు అధికమవుతుంది. అందువల్ల వారికి కలుగు లాభం లేకపోయినా మీకు శ్రమ అధికమవుతుంది. ఎదుర్కోవలసిన సమస్యలెక్కువవుతాయి. విసుగు విరామం లేకుండా పనిచేస్తున్నీ వ్యవహారములను జయప్రదంగా నిర్వహించుకో గలుగుతారు. మీ నీతి నిజాయితీలే మీ విజయానికి తోడ్పడు తుంటాయి. ఎవరెన్ని విధముల అవరోధములు కల్పిస్తున్నా మీ ఉద్యోగ వ్యాపారాభివృద్ధి ముందుకు సాగుచునే ఉంటుంది. సమర్థుల సహాయ సంపత్తులు సమయానికి లభిస్తాయి మీ గౌరవ ప్రతిష్ఠలకు భంగం లేకుండా జరిగి పోతుంటుంది. రాజీ మార్గములలో కొన్ని వ్యవహారిక సమస్యలుపరిష్కారమవుతాయి. వ్యాపారాభివృద్ధికి దూరపుప్రయాణాలు సంభవిస్తాయి. వివాహాదిశుభకార్యములుకలిసివస్తాయి. సుఖసంతోషంతోగృహస్థ జీవితం గడచిపోతుంది.

సింహం

(మఖ,పూ ఫ, ఉ ఫ, 1 పా)

మీ కార్య దీక్ష సమర్థత, నూతనమార్గములలో పురోగమింపజేస్తుంది. శక్తికి మించిన కార్యాలను తలపెట్టి భారాన్ని పెంచుకుంటారు. పెట్టుబడుల ఆవశ్యకత ఎక్కువవుతుంది. ధన వ్యయం అధికంగా ఉంటుంది. పలుకుబడి వినియోగించుకొని అన్ని అవసరములను సర్దుబాటు చేసుకో గలుగుతారు. ఎంతటి వారైనా ప్రత్యక్షంలో మీ మాటను త్రోసిపుచ్చరు. వ్యవహారరంగంలో అనుకూలత కన్పిస్తుంది. రాజీ మార్గములలో అనుకూలంగా సమస్యలు పరిష్కారమవుతాయి. వర్తకవ్యాపారాది కృషులు మీ అంచనాలకు మించి, ముందుకు పరుగెత్తుతుంటారు. అటువంటి అవకాశములు లభిస్తాయి. లభించిన అవకాశాన్ని జారవిడవకుండా సమర్థించుకో గలుగుతారు. ఉద్యోగములలో పదవులు పెరుగుతవి. అధికారుల ఆదరణ లభిస్తుంది. సామాజికంగా మర్యాద మన్ననలు బాగుంటాయి. శుభ కార్యములు కలిసి వస్తు గృహస్థజీవితం సుఖంగా గడుస్తుంది. తరచు ప్రయాణములు సంభవిస్తుంటాయి.

కన్య

(ఉ ఫ 2,3,4 పా, హస్త, చిత్త 1, 2 పా)

స్థితి గతులలో అనుకూల మార్పులు వస్తాయి మానసిక ఆందోళన తొలగి స్వస్థత చిక్కుతుంది. మీ బుద్ధి బలంలో వ్యవహారిక రంగంలో విజయం సాధిస్తారు. ప్రతిష్ఠకొరకు ప్రాకులాడుకు పంతం నెగ్గించుకొంటారు. వ్యయప్రయాసల కోర్చి లేదు, కాదు, అనకుండా మిత్రులకు సహాయ పడుచుంటారు. సామాజికంగా మీ అంతస్తు పెరుగుతుంది. ఇతర వ్యాపకములతో తీరుబాటు లేక నిర్లక్ష్యంగా జాప్యస్థ మీ వృత్తి వ్యాపారములలో శ్రద్ధ తక్కువ ఎక్కువవుతాయి. లోటుపాటులు సవరించుకొని, ముందుకు నడుపగలుగుతారు. మీ అభివృద్ధి ప్రయత్నములలో గొప్పవారి సహాయ సంపద అందుతాయి. ఆర్థిక పరిస్థితులు సహితం అనుకూలంగా నడుస్తాయి. ఉద్యోగములలో అనుమార్పులు వస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మీ విద్యల పురోభివృద్ధికై చేయు ప్రయత్నములు అనుకూలిస్తాయి. కుటుంబంలో ఇంతకు ముందున్న అభిప్రాయ భేదములుతొలగి సుఖసంతోషములు లభిస్తాయి.

తుల

(చిత్త 3,4 పా, స్వాతి, విశా 1,2,3 పా)

బాహ్య విషయాలన్నీ గౌరవప్రదంగా సాగిపోతుంటాయి. సామాజికంగా మీ అంతస్తు పెరుగుతుంది. సాహిత్య రంగంలో ముందడుగు వేస్తారు. సభలలో పాల్గొని సన్మానింపబడుతారు. మిగిలిన ఏ విషయం చూడబోయినా చీకాకు గానే ఉంటుంది. సంకల్పించిన అభివృద్ధి కార్య కలాపములు సాగక పోగా అవరోధములు ఎక్కువగు చుంటాయి ఉద్యోగము లలో, పైఅధికారులతో, క్రింది నౌకరులతో కలుగుచున్న ప్రతిబంధకములను సమర్థించుకోవలసివస్తుంది. వర్తక వ్యాపారాది కృషులు సహితం మీరు అనుకొన్నంత తృప్తికరంగా ముందుకు జరుగవు. విధానములలో మార్పులు అవసరమవుతాయి. ఆదాయం మెంత వచ్చినా సరిపోక పోవడం, ఎదురు చూడడం ఎప్పుడూ ఉన్నదే. ఈ వారం క్రొత్తగా అనుకోవలసిన పని లేదు. శుభ కార్యాలోచనలలో నిర్ణయంకుదరదు. పరస్పర భేదాభిప్రాయాలతో కుటుంబ విషయాలు ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి.

వృశ్చికం

(విశాఖ 4, అనూ, జ్యేష్ఠ)

మీకు గ్రహబలం బావుంది. పట్టుదలలు మాని, కార్యసిద్ధికి ప్రయత్నించండి. సర్వ శుభములు సమకూరు చుంటాయి. మాట పట్టింపులు వస్తుంటాయి. తర్కవితర్కములుతగవు. మీ విజ్ఞానాత్మకమగు కృషిని, పాండిత్య ప్రతిభను సంఘంగుర్తించి గౌరవిస్తుంది. సర్వ ప్రయత్నములందును, మిత్రుల ప్రోత్సాహ సహకారములు లాభిస్తాయి. ఉద్యోగవ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. స్వశక్తితో అభివృద్ధిని సాధించుకో గలుగుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా నడుస్తాయి. విలువగల వస్తువులు కొంటారు. శుభ కార్యములు గూర్చి విశేషంగా ఖర్చుఅవుతుంది. రాజకీయ వ్యవహారములలో పాల్గొనవలసి వస్తుంది. బాధ్యతను చక్కగా నిర్వహించి గౌరవం దక్కించు కొంటారు. కుటుంబంలో అనారోగ్యములు తొలగి సుఖసంతోషాలభిస్తవి.

ధనుస్సు

(మూల, పూషా, ఉషా 1 పా)

అశుభ గ్రహ వీక్షణ తొలగింది. క్రమక్రమముగా మీ స్థితి గతులలో అనుకూలమార్పులు వస్తాయి. వ్యవహారిక, రాజకీయ రంగాలలో ఇంతకు ముందున్నటువంటి భయాందోళనలు తొలగి పోతవి. పంతం నెగ్గ ప్రతిష్ఠ నిలబడుతుంది. సర్వ ప్రయత్నములందును సమర్థుల మద్దతుంభిస్తుంది. మీ కార్యదీక్ష, సమర్థతకు పై అధికారులు గుర్తించి, మేలు చేయు తలంపులు కలుగుతాయి. జారిపోయిన అవకాశములు చేజిక్కుతాయి. లోటు పాటులను సమర్థించుకొని మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించ గలుగుతారు. రాబడి విషయంలో మీ రనుకొన్నంత తృప్తికరంగా ఉండదు. దైవికంగా సమయంలోనపాయమందుడు ఇబ్బందులు తీరుమంటాయి. శుభకార్యములు కలిసి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషములు లభిస్తాయి. సాహిత్యరంగంలో ముందడుగువేస్తారు. కొన్నిసందర్భాలలో ఉద్రేకం వస్తుంది. పెద్దలను తిరస్కరించటం తగదు.

మకరం

(ఉషా 2, 3, 4 పా, శ్రవ, ధని 1, 2 పా)

ఎదురు చూడని మార్పులు వస్తుంటాయి. వాటి స్వభావం స్పష్టంగా బయట పడువరకు నిబ్బరంతో వేచిఉండటం మంచిది. తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. లేని దానికి ఆశపడిఉన్నదానినిపోగొట్టుకొనకూడదు. స్వల్ప అనారోగ్యంబాధిస్తుంటుంది. వృత్తి ఉద్యమాలో, ఉత్సాహంగా పాల్గొనజాలక పోతారు. మధ్యమధ్య సందేహాలునూ, ఆరంభించినపనులు అసంపూర్తిగా నిలచి పోతుంటాయి. ఉద్యోగములలో కార్య భారము, బాధ్యత పెరుగుతుంది. అభివృద్ధికి పోగల అవకాశములు లభిస్తాయి. మార్పును గూర్చి చేయు లోచనలంతమంచివి కావు. మీ ఆలోచనలు అందుబాటుగా మీ వ్యాపారములు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తుఇబ్బందులు పడకుండా జరిగి పోతుంటాయి. డబ్బును గూర్చి మిత్రులతో అభిప్రాయ భేదాలు రాగలవు. బంధు మిత్రులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు. గృహస్థ జీవితం సుఖంగా గడుస్తుంది.

కుంభం

(ధనిష్ఠ 3,4 పాదాలు. శత,పూభా 1,2,3పా)

శ్రమపడ్డా సంపూర్ణ ఫలితం సమకూరుతుందనే నమ్మకం తక్కువ. ముఖప్రీతికిమాటల్లో పనులు జరగటం సహజంగానే ఉంటుంది. ఇతరుల నమ్మి భారమైన పనులలో తలదూర్చ వలయుం కాదు. ఇతరులకు మంచిచేస్తూ కూడా మాట పడవలసివస్తుంది. ఇతరుల కలహప్రసంగాలలో తటస్థంగా ఉండటంమంచిది. ఉద్యోగములలో కార్య భారము బాధ్యతలు ఎక్కువవుతాయి. ఏ సందర్భంగాను నిర్లక్ష్యంగా ప్రవర్తించడం తగదు. వ్యాపారం వెరిసినా జరిగినా మితిమీరిన ఖర్చులవల్ల అనుకొన్నంతగా లాభం కనుపించదు. అధికారులు కల్పించే అవరోధములు ఎక్కువగుతుంటాయి. ఎన్ని చిక్కులు వచ్చినా మీ వ్యవహారత్వ, ధార్మికబుద్ధి ఆపదలకు గురి కానీయకుండా కాపాడు తుంటుంది. అనారోగ్యములతో అదనపుఖర్చులతో కుటుంబవిషయాలు చీకాకు పరుస్తుంటాయి. శుభ కార్యముల గూర్చి ధన వ్యయం అవుతుంది.

మీనం

(పూభా 4 పా, ఉభా, రేవతి)

మీకు గ్రహబలం బావుంది. కార్యదీక్ష సమర్థత బాగా ఉంటుంది. ఆరంభించిన ప్రతిపని అనుకూలంగా నెరవేరుతుంది. వ్యాపారాభివృద్ధిని గూర్చి ఆర్థికంగా శారీరకంగా ఇదివరలోపడిన శ్రమ ఫలించి అనుభవానికి వస్తుంది. మీ పెట్టు బడులు లాభదాయకంగా తిరిగి వస్తవి. వ్యాపారం ఉత్సాహంగా ముందుకు నడుస్తుంది. యంత్రములు లేబరు సహాయమున జరుగు వ్యాపారములలో అధిక లాభములు సమకూరుతాయి. స్థిర చరాస్తులు అభివృద్ధి చెందుతాయి. సాంఘికంగా మీ మాటకు విలువహెచ్చుతుంది. గొప్పవారి పరిచయం లభిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ వ్యవహారములలో పాల్గొనవలసి వస్తుంది. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. ఉద్యోగములలో అను కూలమార్పులు, అభివృద్ధికి పోగల అవకాశములు లభిస్తాయి. గృహస్థ జీవితం సుఖంగా గడుస్తుంది.

అన్ని వయస్సులవారికి
బలప్రవర్ధకము

రుచిగాఉండే అడ్కో కాంపౌండు ఆరోగ్యమునకు మంచి టానిక్కుగా నిరూపింప బడింది. యౌవన శక్తికి, దార్ఢ్యతకు అది అదనంగా బలము చేకూర్చును. జలుబు, దగ్గు, జలుబులకు నిరోధ శక్తి కలిగించును. బాలెంతలకు, బలహీనపడి కోలుకుంటున్న వారికి అడ్కోస్ కాంపౌండు మంచి ఆరోగ్యం నిర్మించును.

Start taking
ADCCO'S COMPOUND
each spoonful leads to health
ADCCO LIMITED, CALCUTTA-27

చంద్రికా సబ్బు

(ఔషధీకృతము అండ్ టాయిలెట్)

ఇది అందవికారంగా ఉన్నవారికి అందం చేకూర్చదు

అయితే చర్మాన్ని మృదువుగానుంచి నానా రంగులు, ఎగ్జిమా, మంగు, మొటిమలు మొదలైన చర్మవ్యాధులనుండి కాపాడును. క్రమంతప్పకుండా ఈ సబ్బుని వాడితుంటే, టాయిలెట్ సబ్బుగాను, ఔషధపు సబ్బుగాను, చంద్రికకంటె ఉత్తమమైనది మరొకటి లేదని మీరు గ్రహిస్తారు.

పెద్ద స్టోరు లన్నిటిలోనూ దొరకును.

తయారుచేసినవారు:—
ఎస్. వి. ప్రొడక్ట్సు ఇరింజలకూడ—కేరళాస్టేట్.

'పచ్చని సంసారం' చిత్రంలో బి. సరోజాదేవి

17 కాల్‌షీట్లలో తీసినచిత్రం 'సస్పెక్ట్'

తక్కువఖర్చుతో సినిమాతీసే ప్రయోగం

లండన్‌లో సినిమాలుతీసే పెద్ద సంస్థల్లో జాన్—రాయ్ బౌల్టింగ్‌ల సంస్థ ఒకటి. తక్కువ ఖర్చుతో చిత్రం తయారుచేసే ప్రయోగంగా 'సస్పెక్ట్' అనే చిత్రాన్ని వారు నిర్మించారు. ఇటీవలే దీనిని లండన్‌లో పత్రికా ప్రతినిధులకు చూపించారు. 17 షూటింగ్ కాల్‌షీట్లలో తీసిన ఈ చిత్రం గంటన్నరలో అయిపోతుంది. నిజెల్ గిబిలత (శ్రీ నెల్ బాల్కన్ (స్క్రీన్‌ప్లే) వ్రాశారు.

మద్రాసు మిడ్‌లాండ్‌లో 'మొఘల్ ఏ ఆజం' రజతోత్సవం

కె ఆసిఫ్ నిర్మించిన 'మొఘల్ ఏ ఆజం' చిత్రం 25 వారాలు ప్రదర్శించబడిన సందర్భంగా మద్రాసు మిడ్‌లాండ్ థియేటర్‌లో జనవరి26వ తేదీన రజతోత్సవం జరిగింది. మద్రాసు రాష్ట్ర ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈచిత్ర నిర్మాతలయిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌వారి తరపున పంపిణీదారు ఈచిత్రాన్ని పంపిణీ చేసిన జెమినీ పిక్చర్స్ సర్క్యూట్ వారికి మిడ్‌లాండ్ థియేటర్ యజమానులకు ఒక పెద్దరజత పాత్రను బహూకరించారు.

సవతి తల్లి

నలంద పిక్చర్సు అనే నూతనసంస్థ 'సవతితల్లి' అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించబోతున్నది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు శ్రీ వి. పరిగయ్య. కథను, మాటలను శ్రీ పినిసెట్టి శ్రీరామమూర్తి వ్రాస్తున్నారు. మేం ఫిబ్రవరిలో కొన్ని పాటలను రికార్డుచేసి మార్చి నెలలో సెట్సు మీదికి వెళ్ళుతారని తెలుస్తోంది.

మెరుపు

మెరుపు సచిత్రసినిమా పక్షపత్రిక ద్వితీయ జన్మదిన సంచిక మా కార్యాలయానికి చేరింది. వెల 20 నయాపైసలు, పేజీలు 12. ప్రచురణస్థానం 'మెరుపు' కార్యాలయం మద్రాసు —4.

'చాంద్‌మేరే ఆజా'లో నళినీ ఛోంకార్

మోడరన్‌గర్ల్

రెయిన్‌బో మూవీస్ వారి 'మోడరన్‌గర్ల్' హిందీచిత్రం తాజాగా తుదిఘట్టాల షూటింగ్ కూడా పూర్తిచేసింది. మార్చిలో విడుదల కావచ్చునని తెలుస్తున్నది. ప్రదీప్‌కుమార్, సయీదాఖాన్, జానీవాకర్, సుమన్‌కల్యాణ్‌పూర్, మదన్‌పురి, ఎస్.కె. ప్రేమ్, ఆసిత్‌సేన్, ప్రతిమాదేవి మొదలైనవారు నటించిన ఈచిత్రానికి ఎస్. డి. నరంగ్ దర్శకత్వం వహించారు. సంగీతం రవి సమకూర్చారు.

బిమల్‌రాయ్ తాజా చిత్రం 'బందిని'లో అశోక్‌కుమార్, నూతన్, ధర్మేందర్ ప్రధాన పాత్రలు నిర్వహిస్తున్నారు.

రూపవాణి

సమీక్ష:

ఇంటికి దీపం ఇల్లాలే

ఈ చిత్రం ఆర్థికంగా అఖండ విజయం సాధించడమంటూ జరిగితే అందుకు కారణం ముప్పాతికపాళ్ళు ఆత్రేయగారి కలంచలవేనని చెప్పవలసివస్తుంది. అంతేకాదు, ఆయనకలం ఈచిత్రంలో విచ్చల విడిగా చిందులుతొక్కిందనికూడా చెప్పకతప్పదు. తెలుగు (సినిమా) తనం పుట్టిపడే సన్నివేశాలతో, సంభాషణలతో, పాటలు, నృత్యాలు వగైరా హంగులతో ఈచిత్రం సగటుప్రమాణా(16వేలఅడుగులు)న్ని అధిగమించింది.

దర్శకుడు	:	వి. ఎన్. రెడ్డి
నిర్మాత	:	టి. ఆర్. రామన్న
రచన	:	ఆత్రేయ
పాటలు	:	ఆత్రేయ, శ్రీశ్రీ
సంగీతం	:	విశ్వనాథం, రామమూర్తి
కెమెరా	:	గోపీకృష్ణ

తారాగణం: ఎన్. టి. రామారావు, జగ్గయ్య, రేలంగి, రమణారెడ్డి, నాగయ్య, బి. సరోజాదేవి, ఇ. వి. సరోజ, గిరిజ, కన్నాంబ, మాలతి వగైరా.

చిత్రం పండించడానికి, నిడివికి అంతెత్తుదని నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్న అగ్రశ్రేణి తెలుగు దర్శకులు, రచయితల్లో ఆత్రేయ ఒకరు (ముఖ్యులు). కనీసం 16 వేల అడుగులైనా లేనిదే చిత్రంలో హంగులన్నీ ఇమడవు. ఫార్ములా సూత్రాలన్నీ జవు పడవు. ఒకవిధంగా వీరి దృక్పథం సబబైనదే. పుష్టిగల శ్రేష్ఠమైన ఆహారం కొద్దిగా పెడితే తిండిపోతులకు రుచించదు. చెత్తయినాసరే పది ఆధరువుల్లో శేరు బియ్యపు అన్నం అంటే గాని వాళ్ళు తృప్తిపడరు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి కూడా అలాగేవుంది. ఈకారణం వల్లనే 'ఇంటికి



'గుళ్ళో పెళ్ళి' చిత్రంలో కృష్ణకుమారి, రమణమూర్తి

దీపం...'చిత్రం నిడివి 16 వేలకు పైగా పెరిగింది.

ఈమధ్య చాలా చిత్రాలలో వలెనే ఈచిత్రంలో కూడా ఆత్రేయ కొన్ని ప్రేమసిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఇది ఇద్దరమ్మాయిలూ ఇద్దరబ్బాయిల కథ.

రాజశేఖరం (రామారావు), చంద్రశేఖరం (జగ్గయ్య) అన్నదమ్ములు. జనం ఇద్దరినీ ముద్దుగా శేఖరం అని పిలుస్తారు. (పేరులో ఏముందని అంటారు కాని, ఈకథకి కూడా అంతా ఈ పేర్లలోనేవుంది. పేరుమీదే ఇంతపెద్ద కథ అల్లారు ఆత్రేయ). చంద్రశేఖరాన్ని మాలతి (ఇ. వి. సరోజ) ప్రేమిస్తుంది. అతను సుగుణ (బి. సరోజాదేవి)ను ప్రేమిస్తాడు. ఆమె అతన్ని ప్రేమిస్తుంది. రాజశేఖరం ఎవర్నీ ప్రేమించడు. (అదే చికాకుగా, బాధగా వుంటుంది. ముప్ఫయ్యేళ్ళువచ్చి ఎవర్నీ ప్రేమించక పోవడం ఏమిటి!) అతనికి త్రాగుడు (పిత్రార్జితం), అనుమానం (స్వార్జితం) సంక్రమించాయి. వారికి బోలెడు ఆస్తి, లంకంత ఇల్లు వుంది. కాని ఆ ఇంటికి దీపం (ఇల్లాలే) లేదు. వాళ్ళ అమ్మ (కన్నాంబ)కు అదేమనాది పట్టుకుంది. దీపం పెడితేగానిఇల్లు చక్కబడదనీ, సీనియర్ శేఖరంబాగుపడడనీ తలచి ఆవిడ అతనికి పెళ్ళిచేయాలనుకుంది. అతనూ ఒప్పుకున్నాడు. ఏతావాతా సుగుణమూ, (సీ) శేఖరానికి పెళ్ళి ఖాయమైంది. ఫలానావూరు, ఫలానావారబ్బాయి శేఖరం అనే సరికి తను ప్రేమించిన చంద్రశేఖరమే కాబోలు అనుకుంది ఆ అమ్మాయి. వాళ్ళనాన్న (నాగయ్య) ఫోటో చూపించినా మొహమాటంవల్ల చూడకుండా ఒప్పేసుకుంది. ఇది ఇల్లా ఉండగా (జూ) శేఖరం తనను ప్రేమించడం లేదని తెలుసుకొని మాలతి ఆత్మహత్య చేసుకోబోయి ప్రజాసేవ కోసం నర్సుగా మారిపోయింది. సుగుణమరో పెళ్ళి చేసుకోనంది. స్త్రీ ఒక్క పురుషుని కంటే ఎక్కువ ప్రేమించలేదని ఆమెసిద్ధాంతం. తీరా పీటలమీద కూర్చోబోయే సమయానికి అసలు రహస్యంతెలిసి సుగుణబాధపడుతుంది. తండ్రిని బ్రతిమాలితే ఆయన ఎదురు బతిమాలాడు 'బతికున్నాళ్ళు బతకను, ఈనాలుగు రోజులూ నాపరువు నిలబెట్టు, నువ్వు చాలాకాలం బతికే దానివే కదా!' అంటూ. అపెట్టావి మంగళసూత్రం కట్టించుకుంటే పాతప్రేమను భర్తకు బదిలీ చేయడం సాధ్యమేనని ఈమెసిద్ధాంతం. అందుకే సరేనని పెళ్ళిచేసుకుంది. సూత్రం కడుతుంటే (సీ) శేఖరంచేతిమీద ఆమె కన్నీరుకారుతుంది. 'ఓహో' అనుకొని, సూత్రం కట్టేసి, తర్వాత ఆమెను వారిస్తాడు. ఇదివరకు ఎవర్ని ప్రేమించావో చెప్పు అని నిగ్గదీస్తాడు. 'మీరేనాదైవం' అంది అమ్మాయి. తర్వాత (జూ) శేఖరానికి సుగుణకు మధ్య పదినా మరదుల సంఘర్షణ (మనకు సుపరిచితమే) జరుగుతుంది. ఆతర్వాత అన్నగారి అనుమానం, బీభత్సం, భయానకం, ఉత్కంఠ, పశ్చాత్తాపం . . . చివరికి చంద్రశేఖరానికి, మాలతికి వివాహం.

వి. ఎన్. రెడ్డిగారి దర్శకత్వం కట్టుదిట్టంగా వుంది. చిత్రంలో ఎక్కడా ఆట్టే విసుగనిపించదు. ఛాయాగ్రహణం చక్కగావుంది. మొత్తం ఎనిమిది పాటలున్నాయి. ఆత్రేయ రచించిన 'కావలా....హాహా...కావలా' అనేపాట, దాని వరస బాగున్నాయి. సంగీతంలో విశేషమేమీలేదు. ఆత్రేయ సంభాషణలు వాడిగా, వేడిగా, సరసంగా వున్నాయి.

రామారావు సరికొత్తపాత్రను అనుపానులు దొరణిలో నిర్వహించాడు. సరోజ లిద్దరి తెలుగు పలుకుబడి ముద్దుముద్దుగా ముచ్చటగావుంది. చక్కగా నటించారు. మిగతా వారి నటనలు యథాపూర్వంగా వున్నాయి.

"జనవాక్యం"

ఈ చిత్రాన్ని విజయవాడలో పత్రికా విలేఖరులకు ప్రత్యేకంగా చూపకుండా మొదటిరోజు మొదటి ఆటకు ఆహ్వానించారు. ఒకవిధంగా ఇదిమంచిపద్ధతే. మనవాక్యంతోపాటు జనవాక్యం (టాక్) కూడా వ్రాయడానికి వీలవుతుంది. ఈ 'జనం' అనేదానికి సినీపరిభాషలో ప్రత్యేక నిర్వచనం వుంది. చొక్కాలు చిరిగినా, కుస్తీ పట్టవలసి వచ్చినా, లాటీదెబ్బలు తిన్నా వెనుకంజ వేయక, సాహసంగా తప్పనిసరిగా మొదటి మూడు నాలుగు రోజులలోనే చిత్రాన్ని చూడాలనుకునే, చూసే ప్రేక్షకులు ఈ 'జనం'. వీరి అభిప్రాయమే 'జనవాక్యం'. 'ఇంటికి దీపం...' చిత్రానికి 'జనవాక్యం' ఇలావుంది:

"ఆత్రేయ శరత్ 'బాబు' లాగా రచించాడు. రామారావు నటన అమోఘం. జగ్గయ్య అద్భుతం. సరోజాదేవి అపూర్వం. సంగీతం ఫరవాలేదు. డాన్సులు ఓమోస్తరు. మొత్తంమీద పిక్చరు బ్రహ్మాండం".

—సారధి.

'శ్రీమాన్ సత్యవాది' చిత్రంలో రాజ్‌కపూర్, షకీలా

సమీక్ష:

జాలీనోట్

అపరాధ పరిశోధక చిత్రాలపట్ల ప్రత్యేకాభిమానం గలవారికి, శక్తిసామంత చిత్రాలను ఇదివరకు విరివిగా చూసినవారికి 'జాలీనోట్' చిత్రం ఆశాభంగం కలిగించకపోవచ్చును. అపరాధ పరిశోధనను తన ఒక మావి శాఖగా గ్రహించి శక్తిసామంత శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ఈ శాఖలో ఆయన చెప్పుకోదగ్గ ప్రావీణ్యం సంపాదించారు. ఆయన చిత్రాలపై ప్రజలకు ఇటీవల విపరీతమైన మోజు పెరిగింది. ఈ మధ్య ఆయన తీసిన చిత్రాలన్నీ విశేషంగా డబ్బు చేసుకున్నాయి.

దొంగనోట్లు ముమ్మరంగా చెలామణి అవుతున్న ఈ తరుణంలో అదే ఇతివృత్తంతో నిర్మించిన ఈ చిత్రం ప్రజలలో కావలసినంత ఉత్సాహాని రేకెత్తించగలదనడంలో సందేహం లేదు. చెప్పుకోదగ్గ కథ ఏమీ లేకపోయినా, పాత్రలన్నీ 'టైప్‌'లే అయినా, సంగీతం మామూలుగానే వున్నా, నటనలో విశేషం లేకపోయినా, చిత్రీకరణలో కొత్తదనం కాకపోయినా చెప్పుకోదగిన ప్రావీణ్యం వుండటంచేత, ఉత్కంఠ పోషించబడటంచేత, మన ప్రేక్షకులు కొత్తదనం కోసం మొహంవాచి లేరు కనుక ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతమవుతుంది.

దర్శకత్వం	:	శక్తి సామంత
సంగీతం	:	ఓ. పి. నయ్యార్
రచన	:	ప్రజేంద్రగౌర్
ఛాయాగ్రహణం	:	చందు
నేపథ్యగానం	:	రఫీ, ఆశా, మన్నాడే బృందం

తారాగణం:— దేవానంద్, మధుబాల, బిపిన్‌గుప్త, ఓంప్రకాశ్, మదన్‌పురి, హెలెన్, కుందన్, టున్‌టున్ వగైరా.

హీరో చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులిద్దరికీ ఎడబాటు కలుగుతుంది. తన స్వాతంత్ర్యం ఆయన కొడుకు (హీరో) మెడలో ఒక గొలుసు వేస్తాడు. ఇది కథాకాలంనాటికి సుమారు ఏ 15 సంవత్సరాల క్రితమో జరిగిన (ఫ్లాష్‌బాక్) సంఘటన. కథాకాలం నాటికి హీరో సి. ఐ. డి.

'శాంత' చిత్రంలో గుమ్మడి

ఆఫీసరు. దొంగనోట్ల కేసును చేపట్టి, డ్యూటీ కోసం కోటివేషాలువేసి అపరాధాన్ని పరిశోధించి, ఈలోగా ఈ కర్మకాండలో ఒక పడుచు పిల్ల (ప్రెస్ రిపోర్టర్)ను ప్రేమించి క్లైమాక్సులో దుష్టులచేత చిక్కుతాడు. దొంగనోట్ల ముద్రాపకుడు ఇతని తండ్రే అవుతాడు. ఇతని మెడలో గొలుసు చూసి కొడుకని తెలుసుకుంటాడు. పశ్చాత్తాపపడి చివరికి చచ్చిపోతాడు. దుష్టులు పోలీసులకు చిక్కుతారు. చిత్రం మొత్తంమీద ఒక్కచోట — దుష్టుడు దొంగనోట్ల సూట్‌కేసుతో పారిపోతుంటే హీరో వెంటాడి పట్టుకున్న దృశ్యాన్ని మాత్రం దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారు. ఆ ఒక్క దృశ్యం హాలీవుడ్ డిటెక్టివ్ చిత్రాలను తలపింపచేసింది. మొత్తంమీద ఆదిలో వున్నంత గొప్పగా అంతంలో లేదు.

నయ్యార్ సంగీతం మోతగావుంది. టైటిల్ సంగీతంమాత్రం అద్భుతంగా, బొంబాయి చిత్రాలలో ఈమధ్య ఎన్నడూ వినినంత గొప్పగా వుంది. మొత్తం ఎనిమిది పాటలున్నాయి. వీటిలో రెండు పాటలవరసలు చాలా హాయిగా వున్నాయి. సంగీతంకంటె, దర్శకత్వం కంటె, ఛాయాగ్రహణం మరోకమెట్టు ఉన్నతస్థాయిలో వున్నది. నటీనటులంతా మామూలు తరహాలో నటించారు.

వినోదం కోసం ప్రతివారూ ఒకసారి చూడ తగిన చిత్రం.

చాంద్ మేరే ఆజా

మురళీ మూవీటోన్ వారి 'చాంద్ మేరే ఆజా' హిందీ చిత్రం త్వరలో విజయవాడలో విడుదల కానున్నది. భరత్‌భూషణ్, సంధ్యా, నళినీఛోంకార్ లీలాచిట్నీస్ ప్రధాన పాత్రలు నిర్వహించిన ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు దాస్‌దర్యానీ. సంగీతం చిత్రగుప్త.

'ఫ్లాట్ నంబర్ 9' చిత్రంలో సయీదాఖాన్

చిన్నకథ:

విబూది మహిమ

రచన: పిళ్లా శ్రీనివాస్

ఒకప్పుడు దూర్వాస మహర్షి పితృదేవతల్ని చూడాలనుకొన్నాడు. అనుకోటమే తడవుగా విభూది, రుద్రాక్షలు ధరించి, పూజాదులు ముగించుకొని, దండకమండలాలు తీసుకొని పితృలోకానికి బయలుదేరాడు.

పితృదేవతలు దూర్వాస మహర్షిని దూరం నుంచేచూసి ఎదురుగావెళ్ళి ప్రేమతో ఆహ్వానించారు. భూలోకంలోని విశేషాలన్నీ దూర్వాసునిద్వారా అడిగి తెలుసుకున్నారు పితృదేవతలు. ఇంతలో "అయ్యోబాధ! అమ్మోబాధ!" అనికేకలూ, ఏడ్పులూ వినిపించాయి.

"ఏమిటీ ఏడ్పులు?" అని అడిగాడు దూర్వాసుడు.

"నాయనా! ఇక్కడకు దగ్గరగానే యమలోకం ఉంది. అక్కడ అనేక 'నరకకుండాలు' ఉంటాయి. పాపులందరూ వారి పాపాలనుబట్టి ఆ కుండాలలో పాపఫలం పొందుతూ ఉంటారు. ఇక్కడకు వినిపిస్తున్న కుండంపేరు 'కుంభీపాక నరకకుండం'. అక్కడి పాపులు యమకింకరులు పెట్టే బాధలకు తాళలేక అప్పుడప్పుడు కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. నీవువిన్న ఏడ్పులు వారివే!" అని వివరంగా చెప్పారు పితృదేవతలు.

"అలాగా!" అంటూ గబగబా అక్కడకు వెళ్లి ఆ కుండంలంలోకి తొంగిచూసాడు దూర్వాసుడు.

అతనలాచూసేసరికికుండంవాతాత్తుగాస్వర్గంగా మారింది! పాపులందరూ పవిత్రులైపోయారు. అక్కడ ఎన్నోతపోవనాలూ, ఉద్యానవనాలూ వెలిసాయి!

అప్సరసలూ, పరిచారికలూ ప్రత్యక్షమయారు! అక్కడి పాపులందరూ హాయిగా నృత్యగానాల్లో మునిగి తేలుతున్నారు!—దూర్వాసుడు వారు సుఖంగా ఉండటం చూసి భూలోకానికి వెళ్లిపోయాడు.

కుంభీపాక నరకకుండం స్వర్గంగా మారిందన్న సంగతి యమధర్మరాజుకి తెల్సింది. యమధర్మరాజు ఈ విషయాన్ని ఇంద్రుడికి తెలిపాడు. ఇంద్రుడు వెంటనే అక్కడికి వచ్చాడు. కానీ, కుంభీపాక నరకకుండం స్వర్గంగా మారటానికి కారణం చెప్పలేక పోయాడు.

అప్పుడు వాళ్లిద్దరూ కలిసి వైకుంఠం వెళ్లారు. యమధర్మరాజు ఈ విషయం విష్ణుమూర్తికి చెప్పి, కారణం అడిగాడు.

"యమధర్మరాజా! శివభక్తుడైన దూర్వాసుడు పితృలోకానికి వచ్చాడు. అతడు పితృలోకంలో ఉండగా కుంభీపాక నరకకుండంలోని పాపాత్ముల ఏడ్పులూ, పెడబొబ్బలూ వినిపించి, అక్కడికివెళ్లి ఆ కుండంలోకి తొంగిచూశాడు. ఆ సమయంలో గాలికి అతని నుదిటిమీద వున్న 'విబూది' పిసరంత ఎగిరి పాపాత్ములపైన బడింది. ఆ విబూది మహిమ వలన పాపులందరూ పుణ్యాత్ములయారు. పుణ్యాత్ములున్నచోట నరకకుండముండదుకదా! అందుకే ఆకుండం స్వర్గంగా మారింది. ఇకనుండి అది పితృతీర్థం. పితృదేవతలక్కడ స్నానంచేసి కృతార్థులవుతారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులను ప్రతిష్ఠించి మీరు పూజిస్తూ ఉండండి..." అని చెప్పాడు విష్ణుమూర్తి.

విబూది మహిమ వలన పుణ్యాత్ములయిన వారందరూ కైలాసంవెళ్లి ప్రమథగణాలు అయ్యారు.

ఈ విధంగా పితృతీర్థం ఏర్పడినందుకు పితృదేవతలు సంతోషించారు. విష్ణుమూర్తి చెప్పిన విధంగా ఇంద్రాదులు అంతా, అక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు జరిపారు. పాపుల నిమిత్తం కుంభీపాక నరకకుండం వేరొకచోట ఏర్పాటయింది. పితృతీర్థం ఈ విధంగానే ఏర్పడింది. ఇదీ విబూది మహిమ!

సుభాషితాలు

పెద్దలు సంపాదించిన దాన్ని వినియోగించడంలో కంటె మీరు స్వయంగా కష్టపడి సంపాదించిన దానిని వినియోగించడంలోనే ఎహిదానందం కలుగుతుంది.

—జాన్ పి. మోర్గాన్

• • •

ఏరంగంలోనైనా అసాధారణమైన విజయాన్ని సాధించాలంటే ఆ రంగంలో మీరు కష్టణ్ణంగా కృషి చెయ్యడమే మార్గం. —

— ఆండ్రూ కార్నిగీ.

• • •

బ్రతుకు పరులను వంచించడంలోను, కపటంలోను అంతం కాకుంటే అదిసార్థకమైనదనే చెప్పవచ్చు. — థామస్ హక్స్‌లీ

• • •

చిన్నప్పుడు నేను పది పనులకు ప్రయత్నిస్తే తొమ్మిది పనుల్లో విఫలుణ్ణయ్యేవాణ్ణి. నేను నాజీవితంలో వైఫల్యం పొందరాదని నిశ్చయించుకొని పదింతలు ఎక్కువ పాటుపడసాగాను.

— జార్జి బెర్నార్డ్‌షా.

విజ్ఞాన వీధి

బాలలూ!

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించి చూడండి.

1. యుర్రాయుర్రా అనే నది ఎక్కడ వుంది.
2. 1959లో మాస్కోలో జరిగిన ఫిలిం ప్రదర్శనోత్సవంలో బహుమతి పొందిన బ్రిటిష్ చిత్రం ఏది ?
3. 1719 సంవత్సరంలో తన అరవయ్యోయేట తనమొదటి గొప్పనవల వ్రాసిన దెవరు?
4. 16వ శతాబ్దంలో తన ధైర్య సాహసాలకు సాటిలేని వాడని పేరుపొందిన ఫ్రెంచి యోధుడెవరు?
5. సర్ ఆర్థర్‌కానన్ డైల్ వ్రాసిన మొదటి నవలఏది?

వీటి జవాబులను ఈ పేజీలోనే చివరి కాలంలో చూడండి.

బాలవిహారం

★ భ్రాతృ ప్రేమ ★

పూర్వం ఒక దేశాన్ని ఒకరాజు పాలిస్తూవుండేవాడు. ఆరాజూ భార్య సుఖంగా ఉన్నారు. వారికి 12 మంది మగ పిల్లలు. రాణి మళ్లీ గర్భవతి అయింది.

మగపిల్లలు పన్నెండుమంది పుట్టడంతో రాజుకు విరాకు కలిగింది. 'ఈ సారి నీకు ఆడపిల్ల పుడితే ఈ పన్నెండుమందినీ చంపించి దానికే రాజ్యం యిచ్చేస్తాను" అన్నాడు రాజు.

రాణి విచారానికి మితిలేదు. తనకు యింక బిడ్డపుడుతుండగా కడసారి పిల్లవాడు తల్లి విచారంగా కూర్చోవడం చూసి "అమ్మా! అలా వున్నావేమి?" అని అడిగాడు.

"నాయనా! ఏమి చెప్పను? నాకు ఆడపిల్ల పుట్టిందంటే మిమ్మల్నందర్నీ చంపేస్తానని మీ నాయన ప్రతిజ్ఞపట్టి కూర్చున్నాడు. ఏం చెయ్యను?" అని ఏడ్చింది.

"అమ్మా! నువ్వు విచారించకు. మేమంతా ఎక్కడికైనా వెళ్లిపోతాము. నాన్నకు మేమంటే అంత కోపమైతే యిక్కడ వుండం" అన్నాడు. ఆమాట రాణికి నచ్చింది. పన్నెండుమంది కొడుకుల్ని పిలిచింది. నగరం వెలుపలనున్న అడవిలోకి వెళ్లమంది. రోజుకు ఒకరువంతున పెద్ద చెట్టు చివరి కొమ్మమీదకు ఎక్కి రాజభవనంలోని తన గది కిటికీవైపు చూస్తూ వుండమంది. మగపిల్లవాడు పుట్టితే గది కిటికీకి తెల్లజెండా కడతాననీ అప్పుడు మరే భయం లేదుకనక తిరిగి రమ్మంది. ఆడపిల్ల పుట్టిందంటే ఎర్రజెండా ఎగురవేస్తానని అప్పుడు ఎక్కడికైనా పారిపోయి బ్రతకవలసిందనీ చెప్పింది.

పన్నెండుమంది అబ్బాయిలూ అడవికి వెళ్లారు. ఆ అడవిలో ఒకపూరిల్లు వుంది. అక్కడ నివసించసాగారు. రోజుకు ఒకడుచొప్పున చెట్టు కొమ్మపైని కూర్చుని రాజ భవనంవైపు చూడసాగారు. ఉన్నట్లుండి ఒకనాడు ఎర్రజెండా కనిపించింది.

'అమ్మకు ఆడపిల్ల పుట్టింది. మనం పారిపోదాం' అన్నాడు ఆ జెండా చూసిన అబ్బాయి.

"మనం ఎక్కడికి వెళ్లవద్దు. ఇక్కడేవుందాం. చిన్న తమ్ముడు ఇంట్లో వుంటాడు. మనంవెళ్లి పళ్లూ, కాయలూ, కూరలు, పక్షులు తెచ్చి ఆహారం తింటూ కాలం గడుపుదాం. మనకి చెల్లెలు పుట్టడం వల్లనే యింత ఆపద ఎదురైంది కనుక ఎప్పుడు ఎక్కడ ఆడపిల్ల కనిపించినా చంపివేద్దాం" అన్నాడు పెద్దవాడు.

అందరూ సరేనంటే సరేనన్నారు. అందరిలోకీ చిన్నవాడు సుందర్. సుందర్ వంటచేసి భోజనాలు సిద్ధంచేస్తూ వుండేవాడు.

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది.

ఈ చిన్నచొక్కా లెవరివే అమ్మా!

రాజ నివాసంలో రాణికి పుట్టిన ఆడపిల్ల పెరిగి పెద్దదయింది. ఒకనాడు ఆమె తల్లి పెట్టె తీస్తుండగా అందులోవున్న చిన్న చొక్కాలు చూసింది. అవిపన్నెండున్నాయి. "ఈ చిన్నచొక్కాలెవరివే అమ్మా!" అని అడిగింది అమాయకంగా.

"అవి నీ అన్నలవి" అన్నదామె.

"నాకు 12 మంది అన్నలా? ఏరీ వాళ్లు!" అని అడిగింది కాంతి. అది ఆమెపేరు.

"వాళ్లు! అడవిలోవుంటామని వెళ్లిపోయారు. ఏమైనారో!" అని రాజుచేసిన ప్రతిజ్ఞ, వారు అడవిలోకి వెళ్లిపోవడం సంగతి అంతా చెప్పింది.

ఆ అమ్మాయి ఎంత అందమైనదో అంత దయకలది. "అన్నయ్యలను వెతికి తీసుకువస్తాను. నేను పుట్టినందుకు వాళ్లు అడవిలోకి వెళ్లిపోవడం ఏమీ బాగాలేదు. అన్నలను తీసుకువస్తే అంతా ఆడుకుంటాం ఎంచక్క' అంది కాంతి.

అడవికి వెళ్లింది. ఆ అడవిమధ్యవున్న పూరింటిలో ప్రవేశించింది. సుందర్ ఆమెనుచూశాడు. "ఎవరి అమ్మాయివి నువ్వు?" అని అడిగాడు.

"నేనా! రాజుగారి అమ్మాయిని. నాకు 12 మంది అన్నలున్నారు. వారందరూ అడవిలో వున్నారట. వారిని వెతుక్కుంటూ వచ్చాను. నాపేరు కాంతి" అంది.

ముద్దులు మూట కట్టుతూవున్న ఆమెను చూసి "నేనే నీ అన్నలం. నేను నీ చిన్నన్నయ్యను. మిగిలినవాళ్లంతా ఆహారం సంపాదించడానికి అడవిలోకి వెళ్లారు. నువ్వు పుట్టినందునే మాకు ఈ అవస్థ వచ్చింది కనక ఏ ఆడపిల్ల కనబడినా చంపివేయాలని అన్నయ్యలు నిర్ణయించుకున్నారు. నువ్వు ఈగదిలో దాక్కో. వాళ్లు వస్తున్నారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత నిన్ను చూపిస్తాను" అన్నాడు సుందర్.

వాగ్దానం

11 మంది అన్నలు రాగానే "ఏమిటి విశేషాలు తమ్ముడూ! అన్నారు.

"ఇంట్లో వున్నవాణ్ణి నేను. బయట తిరిగిన వారు మీరు. విశేషాలు తెలియవలసింది మీకు. అయితే నేనే మీకు ఒక విశేషం చెబుతాను. ముందు మీరు ఒక వాగ్దానం చెయ్యాలి. మనకు కనిపించే మొదటి ఆడపిల్లను చంపమని వాకు మాట యివ్వాలి." అన్నాడు సుందర్.

"ఓ! అలాగే! మొదట కనిపించే ఆడపిల్లను వదిలేద్దాం. ఆవిశేషం చెప్పు" అన్నారంతా. సుందర్ గది తలుపు తెరిచాడు. కాంతి ఈవలకు వచ్చింది. అందాల రాణిలా వెన్నెలముద్దలా మిసమిస లాడిపోతున్న ఆ అమ్మాయిని చూసి వారు ఆశ్చర్యపడుతూ వుండగా "మన చెల్లి కాంతి" అని వెల్లడించాడు సుందర్.

వారిచిన్న చొక్కాలు చూసి తల్లినడిగి తాను అన్నలను వెతుక్కుంటూ అడవిలోనికి ఎలావచ్చినదీ వివరించింది కాంతి.

కాకులుగా మారిపోయారు

వారంతా ఎంతో సంతోషించారు. ఆమెను తమతోనే వుండిపొమ్మన్నారు. రోజూ అన్నలు వెళ్లి ఆహారపదార్థాలు సేకరించుకు వచ్చేవారు. సుందర్ దగ్గర వుండేవాడు. కాంతి వంటచేసి వారికి భోజనాలు పెట్టేది.

ఈవిధంగా కొన్ని సంవత్సరాలు సంతోషంగా గడిచిపోయాయి. వారు నివసిస్తున్న పూరింటి వెనుక ఒక తోటవుంది. ఆతోటలో ఒక గులాబీ మొక్క వున్నది. ఆ మొక్కకు 12 పూవులున్నాయి. ఒకనాటి ఉదయం అవి విచ్చి ఎంతో అందంగా కనిపించాయి. తన అన్నలందరికీ ఫలహారాలు పెట్టి తాను తిని ఆ గులాబీ పూలను దండగా గుచ్చి జడలో పెట్టుకోవా లనుకొంది. పన్నెండు పువ్వులను కోసేసరికి ఆశ్చర్యం. అన్నలందరూ కాకులుగా మారిపోయారు. కావ్ కావ్ అని అరుస్తూ చెట్లమీదకు ఎగిరిపోయారు. తోట ఆ ఇల్లూకూడా మాయమైనాయి.

దీనికి కాంతి ఎంతోసేపు విలపించింది. ఆ అడవిలో తాను ఎక్కడికి వెళ్లగలదు. ఏమి చెయ్యగలదు. సింహాలు పులులు మొదలైన అడవి మృగాలు ఏమైనా వస్తాయేమో అని భయపడింది. ఒక చెట్టుకొమ్మమీద కూర్చుంది.

రాజకుమారునితో పెళ్లి

కాంతి అలా చెట్టు కొమ్మమీద కూర్చుని ఏడుస్తూవుండగా ఒక ముసలమ్మ అడవిలో చిదుకు తేరుకోవడంకోసం వచ్చింది. తన దృష్టికి ఏడుస్తూవున్న కాంతిని చూసి కారణం అడిగింది.

"అమ్మాయీ! ఆ పువ్వులే నీ అన్నలు. వాటిని కోశావు. వారు కాకులుగా మారిపోయారు. ఇప్పుడు వారిని కాపాడడానికి నీకు ఒక్కటే మార్గం వుంది. ఏడు సంవత్సరాలు నువ్వు ఎవరితోను మాట్లాడ కూడదు. నవ్వకూడదు. ఈ నియమం పాటిస్తే నీ అన్నలు నీకు దక్కుతారు. కాని నువ్వు ఈపని చెయ్యలేవేమో" అని ఆ ముసలిది వెళ్లిపోయింది.

తన అన్నలను కాపాడుకు తీరాలనే కాంతి నిశ్చయించుకొంది. ఆ చెట్టుకొమ్మమీద అలాగే కూర్చుంది. మరునాటి ఉదయం పొరుగుదేశపు రాజకుమారుడు వేటకు వచ్చాడు. అతనితోకూడా ఒక జాగిలం వుంది. అదేటుకుక్క చెట్టుదగ్గర ఆగి భోంయ్‌భోంయ్‌మని మొరగ సాగింది. రాజకుమారుడు చెట్టుకొమ్మమీది కాంతినిచూశాడు.

ఆమెను క్రిందికి దిగమన్నాడు. నువ్వెవరివి అన్నాడు. ఆమె మాటాడలేదు. నవ్వనూ లేదు. నన్ను పెళ్లిచేసుకొంటావా? నాతో మాదేశానికి వస్తావా? అని అడిగాడు. ఆమె అలాగే వస్తానన్నట్లు తన అంగీకారాన్ని తలపంకింపగంద్వారా తెలియజేసింది.

ఆ రాజకుమారునిపేరు మహేంద్ర. అతడు ఆమెను తన రాజధానికి తీసుకు వెళ్లాడు. మహావైభవంగా పెళ్లి చేసుకొన్నాడు. కాని ఏమి లాభం. ఆమె నవ్వదు మాట్లాడదు. ఈవిధంగా

కాకులుగామారిన తన అన్నలను చూసి కాంతి నిశ్చేష్టురాలైంది

చిన్నకథ:

గాలికోడి

అనగా అనగా ఒక ముసలి కోడిపెట్ట. అది గుడ్లను పొదగ్గా ఒక గుడ్డులోనుండి లోకంలో లోగడ ఎన్నడూ ఎరుగని అద్భుతమైన పిల్లపుట్టింది. దానికి ఒంటి రెక్క, ఒంటికాలు, ఒంటికన్ను ఉన్నాయి. ఒకనాడు అకురుచాపి తల్లితో "అమ్మా! నేను తక్షణం రాజుమేడ కెళ్లి రాజును చూడాలి. ఒక నిముషమైనాకూడ ఈదొడ్డిలో నిలువలేను" అన్నది. అంత తల్లిపెట్ట "ఏం మాటలు? భయమేస్తున్నది. కోడిపిల్ల లెప్పుడూ తల్లిపెట్ట రెక్కల క్రింద దాగాలి. అంతేగాని విచ్చలవిడిగా తిరిగితే ముప్పు తప్పదు" అన్నది తల్లి మాట వినిపించుకోకుండా పిల్ల దాటిపోయింది.

కుంటుకొంటూ, కుంటుకొంటూ మంట కడకు చేరే సరికి మంట దానిని దగ్గరకు పిలిచి "నివొట్టముక్కలతోపట్టి రెండు చిదుగు లేరితెచ్చి సాయం చెయ్యి, నన్ను బాగా మండించు" అని కోరింది. దానికి అరకోడి "నేను రాచనగరు కెళుతున్నాను, నాకు తీరికలేదు" అని చెప్పి, పోగా పోగా ఒడ్డు కడ్డముగా పారే వాగు తగిలి "నీవు కుసకరచి యీచిన్నరాళ్లు తొలగిస్తే నేను అడ్డులేకుండ పారుటకు వీలవుతుంది. కాస్త యీచిన్న సాయంచెయ్యి" అంది. "ఆనాకు తీరికెక్కడిది?" అంటూ కోడి జారుకుంది. పోగా పోగా ఒక దట్టమైన పొదలో చిక్కుకొని మూలుగుతున్న గాలి కన్పడి "నన్ను పొదనుండి బయటికి తీసి సాయపడు, నీకు పుణ్యముంటుంది" అని కోరింది అందుకు పొగరుబోతుకోడి "పో, పో నా కిదే పనా నాకాలస్యము అవుతోంది, అర్జెంటుగా పోవాలి" అంటూ రాజుమేడదగ్గరకు చేరుకొంది.

వంటశాలలో రాజుగారివంటలక్క కూర



గురించి ఆలోచిస్తూ ఉండగా పిల్లకోడి రావటం తన కంటపడిందేమో వెంటనే పట్టుకొని పోయి మూడి పెనములో వేసి మూత గట్టిగా పెట్టి మంట చేసింది. కోడి కుయ్యో, కుయ్యో మంటూ అగ్నిని తనను మండించవద్దంటూ "నేను కాండి? తాను కోరినపుడు సాయం చేయలేదని దెప్పుతూ, మంట తనకు తీరికలేదంది. కొద్దిసేపటికి ఉడికిందో లేదో అని, వంటలక్క మూతతీసి చూసి ఒంటి రెక్క ఒంటికాలు ఒంటికన్ను కోడి అయినందుకు ఏవగించుకొని రాజుగారి విందు కిలాంటిది తగదని దూరముగా విసరి వేసింది.

దొడ్డిలో పారేవాగులోకి కోడి దొర్లి పడింది. తన ఒడలిమంట చల్లార్చుమని వాగును కోడి కోరింది. కాని తాను కోరినప్పుడు కోడి సాయపడలేదుగా, అందువేవాగెట్లా కనికరిస్తుంది. కనికరించలేదు. ఇంతలో గాలిపొరవిసురుగా పొదలో తన్నుపడ్డని గాలిని బ్రతిమాలింది. గాలి వింటుందా? మండుకు తన్నుతూ, తన్నుతూ పైపైకి ఆకాశంలోకి తీసికెళ్లి గుడి శిఖరంమీద పడవేసిపెట్టింది. అంత కుంటి అరకోడిపిల్ల గాలి కోడిగా మారిపోయింది, ఇంక అక్కడే ఉండిపోయింది.

తల్లికోడి ఇపుడు మరేపిల్లలకూ తనను కాదని దూరముగా తొలగితే చాలు, మిన్ను చూపి నీకుకూడ గాలికోడి గతి పట్టాలా? అంటూ ఉంటుంది.

(మాథలీ బ్యానర్ రచన ఆధారంగా)

—కడలి

ఏదైనా వస్తువును కొనుక్కోవాలని అనుకొని ఆశపడినంత కాలం దానిమీద వుండే మోజు, దానిని కొని యింటికి తెచ్చుకొన్నాక వుండదు. —పిపి

కలం స్నేహితుల పేర్లు, లేఖలు వచ్చే ఆదివారం సంచికలో చూడండి

ఆరేళ్లు గడిచాయి. ఏడవఏడుకూడా పూర్తికావచ్చింది. ఆమె పద్ధతి రాకుమారుని తల్లికి నచ్చలేదు.

"అది మూగదా? మూగదైతే ఎప్పుడని కేమి? నవ్వరాని స్త్రీపిల్ల మంటెవ్వి కీడు తేనూడగలవు. ఆమెను ఏదో దయ్యం పట్టుకొని వుండాలి. లేదా ఆమే దయ్యం అయివుండాలి. ఇటువంటి దరిద్రురాలిని యింట్లో ఉండనివ్వరాదు. ఆమెను వెళ్లగొట్టు, లేదా చంపివెయ్యి" అని తల్లి రోజూ చెప్పేది. కొన్నాళ్ళకు యింక తల్లిమాట కాదనలేక ఆమెను ఒక పెద్ద దూలానికి కట్టివేసి అదూలానికి నిప్పుపెట్టవలసింది ని భటులకు ఉత్తరువు చేశాడు.

భటులు అలాగే చేశారు. ఈ విచిత్రాన్ని చూడడానికి ప్రజలు గుంపులుగా వచ్చారు. ఆ మంటలు ఆమె దగ్గరకు వ్యాపించాయి. సరిగా ఆనాటితో ఏడుసంవత్సరాల పూర్తి అయిన సంగతి ఆమెకు ఆ అవస్థలో జ్ఞాపకం రాలేదు. కాని మంటలు ఆమె దరికు అంటుకొనే సమయానికి 12 కాకులు రివ్వున ఎగిరివచ్చాయి. అవి వెంటనే రాజకుమారులుగా మారిపోయాయి. ఆ రాకుమారులు పన్నెండుమంది చెల్లెలి కట్లు విప్పారు. ఆమె "అన్నలారా! వచ్చారా?" అంది. ఈవింతను చూసి ఆమె భర్త నిశ్చేష్టుడైనాడు.

తన అన్నలకు తిరిగి మానవరూపాలు రావడానికే ఏడేళ్ల మౌనవ్రతంపూనానని ఎన్నడుంటకూడా మాననేశానని తన నియమం వివరించింది కాంతి.

అతడు సంతోషించి ఆమెను బ్రతిమాలి క్షమించుకొన్నాడు. అందరూ సుఖంగా వున్నారు.

(గ్రిమ్స్ కథలనుంచి)

—రాధేశ్యామ్

విజ్ఞానవీధి జవాబులు

1. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో వుంది
2. ది క్రై ఫ్రమ్ ది స్ట్రీట్
3. డేనియల్ డిఫో. వ్రాసిన నవల రాబిన్‌సన్ క్రూసో.
4. బాయార్డ్.
5. ఏ స్టడీ ఇన్ స్కార్లెట్.

షష్ఠమ స్కంధం

(గత ఆదివారం సంచిక తరువాయి)

ఒక్కమారు నోరు మూసుకున్నాడు వృత్రుడు. హాం అని హూంకరించాడు. చప్పున మీదికి ఎగిరాడు. నోరు తెరిచాడు. అమాంతం మీదికి ఉరికి ఐరావతంతో, వజ్రపాణిని మింగేశాడు. ఇంకేముంది ? దేవతలు చకాపికలై చెదిరిపోయారు. ఒక్కమారు ప్రకృతి అంతా అంధకార బంధురమైంది. మింటినుండి చుక్కలు తెగిపడ్డాయి. సూర్యచంద్రులు, అగ్ని మసకలిపోయారు. దిక్కులన్నీ కావిల కప్పాయి. భూమి కంపించింది. సముద్రాలు నిర్విరామంగా ఘోషించాయి. మేఘాలు లేకుండా పిడుగులు దబదబా పడిపోయాయి. చెట్లఆకు అల్లాడలేదు. ప్రకృతి స్తంభించిపోయింది.

ముజ్జగాల దొర అమోఘమైన వజ్రంతో, ఐరావత దంతావళంతో రక్కసుని పొట్టలో ఇరికిపోయాడు. చప్పున ఇంద్రుడికి నారాయణ కవచం స్ఫురించింది. కాలుచేతులు కదిలాయి. వజ్రం తళతళా మెరిసింది.

చర్రున వృత్రుని కడుపు వజ్రంతో చీరేసి యింద్రుడు ఐరావతంతో ఉన్నపాటున వెలికి వచ్చాడు. ఇక జాలంచేయుడం కార్యనాశనానికి మూలం అవుతుం దని ఆవేశంతో విజృంభించి వజ్రంతో వృత్రునికంఠం ఛేదించాడు.

ఆది సంవత్సరసంధికాలం. అహోరాత్ర మధ్య సమయం. వజ్రాయుధఘాతానికి వృత్రుని శిరస్సు పర్వతశిఖరంలాగా తెగి అంత దూరం తుళ్లిపడ్డది.

ఒక్కసారి ఆకాశం అంతా సురదుందుభుల ధ్వనులతో హోరుమన్నది. గంధర్వులు విజయగీతాలు పాడారు. సిద్ధులు ఇంద్రుణ్ణి ప్రశంసిస్తూ ఆశీర్వచనం పలికారు. పుష్పవర్షం తెరిపి లేక కురిసింది.

నేల కొండలా పడిఉన్న వృత్రాసురుని కళేబరంలోంచి ఒక దివ్యతేజస్సు బయల్వెడలి చూపరులకు అద్భుతావహమై మింటితెరువున ప్రభ కట్టినట్టు వెలుగుతూ పోయి సర్వేశ్వరుడైన విష్ణుదేవునిలో కలిసిపోయింది.

జగాలకు మహోపద్రవం కలిగించిన వృత్రుడు కాలధర్మం చెందాడని లోకులు పరమానందం పొందారు. దానవులు ఇంద్రునియెదుట నిలువలేక పలాయనమంత్రం పఠించారు. దేవర్షి, పితృగణాలు క్షణమేనా అక్కడ మరి ఉండక ఇంద్రుని ముఖమేనా చూడక, అదేతోవగా వెళ్ళిపోయారు.

ఆ శుకయోగి చెప్పగావిని, పరీక్షిత్తు అద్భుతావందాలతో అడిగాడు:

మునిచంద్రా!

దేవతలు సురపతితో చెప్పక వెళ్ళిపోవడానికి కారణ మేమిటి ? తమప్రాణాలు నిలబెట్టిన తమప్రభువు ఇంద్రుడు. అలాంటిప్రభువును ఎంతో స్తుతిస్తూ, సగౌరవంగా అనురాగానికి తోడ్కొని వెళ్ళాలికదా! అలాంటిది లేకుండా వారు అంత అలక్ష్యంగావెళ్ళారంటే బలీయమైన హేతు వేదో ఉండాలి. కాగా, ఇంద్రుడికి వచ్చిన అవస్థ యేమిటి ? అదేదో కాస్త విస్తరించి చెప్పవా ?

పరీక్షిత్తు ప్రశ్నలకు పొసందంగా శుకుడు యిలా చెప్పాడు:

రాజా!

దేవతలు ఇంద్రుణ్ణి చూడకుండా వెళ్ళిపోవడానికి కారణం వుంది.

వృత్రుని బాధలు పడలేక వాణ్ణి ఎలాగైనా మట్టు పెట్టవయ్యాఅని దేవతలూ, ఋషులూ, ఇంద్రుణ్ణి బతిమాలుకున్నారు.

వరే! బాగానే వుంది, మీ మాట! కానీ నా సందేహం వినండి. మునుపు విశ్వరూపుణ్ణి చంపినందువల్ల నన్ను బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొంది. దానిని భూమియందు, జలమందు, వృక్షాలయందు, స్త్రీలయందు విభజించి, పోగొట్టుకున్నాను. బతుకు జీవుడా! అని బయటపడ్డాను. వృత్రాసురుడుకూడా విశ్వరూపునివంటి వాడే. వీణ్ణి చంపితే మళ్ళీ బ్రహ్మహత్యాపాపం వచ్చి నన్నే పట్టుకుంటుంది. దానిని ఎలా విడిపించుకోవడం? కనుక ఈ పని నా వల్ల కాదు — అని ఇంద్రుడు మొదటనే వృత్రవధకి వెనుకంజ వేశాడు.

ఆ పరిస్థితిలో ఋషులు ధైర్యంచెప్పి అశ్వమేధయాగం చేయించి, యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని సంతుష్టుణ్ణి చేసి, నీకు చుట్టుకునే పాపాన్ని పోగొట్టుతాము.

బ్రాహ్మణులను, గురువులను, తల్లిదండ్రులను, విద్యాగురువును, గోవును, సజ్జనులను చంపినందువల్ల వచ్చే పాతకం విష్ణువును నమ్మి సేవిస్తే పోతుంది. కనుక శ్రద్ధాభక్తులతో నువ్వు అశ్వమేధయాగరూపంగా శ్రీహరిని ఆరాధిస్తే నీకు రాగల పాపబాధ మటుమాయం అవుతుందని అని చెప్పి ఒప్పించారు.

వృత్రవధ అయిపోయింది. ఇప్పుడీ యజ్ఞయాగాలు చేయిస్తూ విడిలో కూర్చునేవారెవరు? అవి ఎవరితోవను వారు దయచేశారు ఋషులు. దేవతలు అక్కడవుంటే ఆ గాలి ఎక్కడ విసురుతుందో? అని భయపడి వాళ్ళతోవ వాళ్ళు చూసుకున్నారు. ఇంద్రుడు మొదటభయపడినట్లే బ్రహ్మహత్యా మహాపాతకానికి దొరికిపోయాడు.

ఆ పాపం యీవత్తూ ఒక చండాలకాంత రూపంలో దర్శన మిచ్చింది.

బాగా ముసలి దైపోయి, ఆ పాదమస్తకం వణికిపోతూ, ఒక నల్లటి వెదురుకర్ర పూతనా పెట్టుకుని ముందుగా నిల్చింది. దాని శరీరం క్షయరోగంతో చిక్కి శల్యం, తోక్కా తప్ప ఇంకేమీ లేదు. ఆ దౌర్భాగ్యానికి తోడు కుష్ఠురోగంతో వళ్ళంతా పొట్లసందులా విచ్చిపోయింది. అంగుళం అంగుళమూ, పెద్ద మచ్చలూ, పుళ్ళూ, పురుగులూ, చీమూ, నెత్తురూ కారుతూ, దుర్గంధం కొట్టుకొస్తోంది. జుట్టంతా పండిపోయి తల ముగ్గుబుట్టలా వుంది. పేలులు కంతి నూలుగా వేసుకుంది. అవి ఏనాటివో కుళ్ళు కంపుతో ముక్కురంధ్రాలను పేల్చేస్తున్నాయి. దగ్గరకు రాకుండా అల్లంత దూరంలో ఉండగానే అది ఏనుగుకంపు కొడుతోంది. మిడిగుడ్లు, వంకర మూపులూ, వికారపునవ్వులూ అల్లలాడుతూన్న కోరలూ, బండికందెన పూసుకున్నట్టు నల్లని ఒళ్ళు. చూశాడు, ఇంద్రుడు. ఎవ రీ వింత జంతువు! అని బెదురుతూ చూచాడు.

"నేనే ! బెదురుతా వెందుకూ ! చూడు. కళ్ళారా చూడు. బాగా లేనా !—అని వికారంగా నవ్వింది.

ఆగు! మీదికి వస్తా వెందుకు ? ఎవరు నువ్వు? అన్నాడు ఇంద్రుడు.

నేనే. నీ కోసమే వచ్చాను. నేను ఎవరా? ఇంకా తెలీదా ? ఆలోచించు. తొందరపడకోయ్ సుందరాకారా ! ... ... అని అల్లల్లాడుతూనే వికట నృత్యం చేసింది.

ఇంద్రుడు ఆలోచించాడు. బ్రహ్మహత్య! బ్రహ్మహత్య చేశాను. అనుకున్నాడు. ఒళ్ళు గగుర్పొడిచింది. ఐరావతంనుండి గభీల్లున క్రిందికి దూకాడు ... .

అహహ ! పారిపోదా మనుకుంటున్నావా ? ప్రియుడా ! ఎక్కడికి పోతావోయ్ మనోహరా ! అంటూ సమీపించింది.

అక్కడి కక్కడ ఐరావతంచుట్టూ ఇంద్రుడు దానిని తిప్పాడు దొరకకుండా. అది వదలకుండా చుట్టి కుమ్మరిసానలాతిరుగుతూ, ఎదురెదురుగా తారసపడేసరికి కకరచావి

అహోయ్ ! వా వాధా! ఆగు. చూడు ఈ సుందరాకారం.నీకోసం యిలా దాచుకుని వచ్చాను. నన్ను ఏలుకో.ఎందుకీ తిప్పలాటలు ? అని మీద పడబోయింది.

ఆ మాటతో ఇంద్రుడు కోపంతో మండిపడ్డాడు.

"ఛీ ! చండాలీ! దూరంగా ఉండు. ఇదుగో వజ్రాయుధం చూశావా ?

అహ్హహ్హా! హృదయేశా! ఎంత పంతము, ఎంత బలమూ, ఏదీ వజ్రాయుధం— ఇదుగో నా దగ్గర వేణుదండాయుధం. మనకాపురం ఆయుధాలతో తీరదోయ్ ! మహాప్రభూ! వదలమంటే వదలవోయ్ దేవేంద్రా! నిన్ను యింతకి తెచ్చింది వజ్రాయుధమే. నన్ను కాదని నువ్వు ఎక్కడకు వెళ్ళిపోతావు ? కోరివచ్చానని కొప్పడితే నా బ్రతు కేంకాను ? ఆలకమాని న న్నేలుకో.

అని పట్టుకోపోయింది. అంత వజ్రపాణి ఆ గర్జనకి గడగడ లాడాడు. కాళ్ళకి బుద్ధి చెప్పాడు.

ఛీ! సిగ్గుమాలినవాడా ! పద ! ఎక్కడికి వెళతావో! నేను రా లేననుకున్నావా ? అని అదీ వెంటపడ్డది. ముందు ఇంద్రుడూ, వెనుక అదీ పోటాపోటీగా పలాయనం సాగించారు.

ఇంద్రుడుచప్పున ఉప్పరానికిఎగిరాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఇదుగో వచ్చా నన్నది. మించిపోయిందే దీని పాకం! అని ఇంద్రుడు దానికి అందకుండా గుభిల్లున నేలకు దిగిపోయాడు. "నేను నీతోటిదానినే. న న్నిలా మోసం చెయ్యకూడదు" అని అరుస్తూ, అదీ క్రిందికి దిగింది. ఎక్కడికి ఇంద్రుడు వెడితే అక్కడికి అదీ వెంటతరుముతూ వస్తోంది. బాగా అలసిపోయాడు. వక్కలు ఎగురవేస్తూ, రొజుకుంటున్నాడు. దీర్ఘంగా వూపిరి విడుస్తూ, అన్ని దిక్కులా పరుగెత్తుతూనే వున్నాడు. అదీ వస్తూనేవుంది.

వెళ్లి వెళ్లి యింద్రుడు యీశాన్య దిక్కుగా పరుగెత్తి వెళ్లి పరమపావన జీవనమైన మానసరోవరాన్ని చేరుకున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు. బ్రహ్మహత్యనడకకుంటువడింది. చాలాదూరంగా ఉంది. ఇటూ అటూ చూశాడు. సరస్సులో ప్రవేశించి ఒక తామరకాడలో సూక్ష్మరూపుడై దూరిపోయాడు. లోపలికి చేరాక తామరరేకుల్లో కలిసిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలుండిపోయాడు.

బ్రహ్మహత్యమానససరస్సుఅల్లంతదూరంలో ఉండగానే ఆగిపోయింది. అభాగం అంతా ఈశానపరిపాలితం. కనక అక్కడ కాలు పెట్టలేక పోయి కాచుకుని కూర్చుంది. ఎప్పటికీ నా యింద్రుడు బయటికి రాడా ? పట్టుకోలేనా అని దాని ఉద్దేశం.

స్వర్గాన్ని పాలించేవాడు లేక అమరావతి వెలవెల లాడింది. అంతలో నహుషుడు విద్యాబల తపోబల యోగబలాలలో ఆ నాటి రాజులలో అగ్రగణ్యుడు కనక యింద్రపదవి వాణ్ణి వరించింది. ఆరాజు స్వర్గానికి దేవేంద్రు డయాడు. ఆ కొత్త దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తూ ఐశ్వర్యమదమత్తుడై శచీదేవిని కామించి ఇంద్రుడు వచ్చేదాకా నాకు ఇల్లాలివై ఉండవలసిందని కోరాడు.

ఇంద్రుడికి బ్రహ్మహత్యవల్ల అలాటి ఉపద్రవం వచ్చిందా! ఇక్కడ ఇంద్రపత్నికి యీలాటి ప్రమాదం ఈటస్థించింది. కారంటే దురహంకారంతో వీడు ఏమి ఘోరానికి నెట్టుకుంటాడో? శచీదేవికి ఏమీ తోచలేదు. ఆ దురవస్థలో సురాచార్యుడు బృహస్పతి చక్కని మంత్రం చెప్పాడమెకి. వెంటనే ఆమె 'బ్రహ్మర్షులు మోసే అందలంలో కూర్చుని నామేడకివస్తే నిన్ను చేపడతాను'— అని కొత్తదేవేంద్రుడికి వార్త పంపింది. ఆమాటతోవాడు ఉబ్బితబ్బిబ్బైనాడు. అగస్త్యాది బ్రహ్మర్షులను తపోధనాగ్రేసరులను రావించి తనపల్లకీ మోయం డన్నాడు. వీడికి వినాశకాలం పట్టిందనుకుని వారంతా ఆపనికి అంగీకరించారు. అసందర్భంలో అగస్త్యుని కోపానికి గురిఅయి నహుషుడు యింద్రపదవీ భ్రష్టుడై అజగరమై పడిపోయాడు.

తరువాత బ్రహ్మర్షులు వెళ్లి మానససరస్సులో తామరనాళంలో చిక్కుకుని రూపహీనుడై ఉన్న యింద్రుణ్ణి తోడ్కొనివచ్చారు.

ఇంతకాలమూ ఇంద్రుడు హరిపద ధ్యానం చేస్తూ యీశ్వర రక్షాబలంతో ఆచండాలికి అందరాక ఉన్నాడు. ఇప్పుడు చుట్టూ బ్రహ్మణ్యులైన బ్రహ్మర్షులు ఉన్నందులవల్ల అది యింద్రుణ్ణి చేరలేకపోయింది.

బ్రహ్మర్షులు ఋత్విజులై ఇంద్రుడిచేత యథావిధిగా సర్వవస్తు సంపన్నంగా నారాయణ ప్రీతిగా అశ్వమేధయాగం చేయించారు. అంతలో బ్రహ్మహత్యాపాపం నశించింది. మళ్లీయింద్రుడు స్వర్గ రాజ్యాధిపత్యం పొంది హాయిగా ఉన్నాడు.

రాజా!

వృత్రాసుర జననం, సురవిజయం, వృత్రవధ, ఇంద్రుని బ్రహ్మహత్య చుట్టుకోడం, అశ్వమేధయాగ నిర్వహణం, పునః ఇంద్రుడు స్వర్గాధిపత్యం పొందడం—. యీవిధంగా ఉన్న యీ ఉపాఖ్యానం భక్తి శ్రద్ధలతో చదివినా, విన్నా, వ్రాసినా సుదీర్ఘాయువు, ఆరోగ్యం, కార్యవిజయం, శత్రువిజయం, భోగభాగ్యాలూ, కర్మక్షయం అవుతుంది. చివర ముక్తి లభిస్తుంది. అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు పరమానంద భరితుడై

శుకయోగీంద్రా!

నీవు ఏది చెప్పినా నా మనస్సు ఆనందాశ్చర్యాలతో పెనవేసుకుపోతుంది. నీ వాక్కు నిజంగా నన్ను అనుగ్రహించడానికే వచ్చింది అని అనుకుంటాను. అంతా బాగానే ఉన్నది కాని నా సందేహం ఆవధరించు.

వృత్రాసురకథ వింటూఉంటే నా మనస్సు ఆనందం కన్న ఆశ్చర్యాన్నే పొందింది ఎక్కువగా. వృత్రుని చరిత్ర విమర్శించిచూస్తే వాడు రజస్తమో గుణాల రాజ్యానికి అంకితమైన వాడుగా కనిపిస్తాడు. అలాటి వాడికి హరిపాదభక్తి ఎలా కలిగింది ? సత్త్వస్వభావులు, సమదర్శనులు, తపోధనులు, నిష్కాములు, ధర్మవర్తనులు అయిన వారికి అలవడినట్టు పాపకర్ముడైన వృత్రుడికి నిశ్చలమైన యీశ్వరభక్తి కుదరడం అంటే ఏమిటో వింతగా ఉంది.

భూరేణువులకన్నా ఎక్కువగా జీవరాసులు ఉంటాయి. వాటిలో ధర్మాన్ని అనుసరించేవారు మానవులు. వారిలో కామక్రోధాలు చంపుకుని మోక్షంకోసం పాటుపడేవారి సంఖ్య మితంగా ఉంటుంది. వారిలో ఎందరో ముక్తిపొందేరో చెప్పాలంటే ఒకరో, యిద్దరోగాని అంతకంటె మించి కనిపించరు. ముక్తిపొందాలంటే మాటలా? ఎంత శాంతుడై ఉండాలి! దానితోపాటు ? ఆత్మజ్ఞానం, పుణ్యగుణాలు, సర్వకాల సర్వావస్థలలో సుస్థిరమైన హరిభక్తి — యివి లేకపోతే ముక్తి ఎలావస్తుంది. ఆ పక్షంలో వృత్రుడు అంత భగవద్భక్తిగలవాడై ఉండడంఎలాగా అని నాకు సందేహం. ఇంద్రుడు వజ్రపాణియై ఉండగా వృత్రుడు అంత తేలికగా వొప్పించి మెప్పించినంత బలం వాడికి ఎలా వచ్చింది ?

అని అడిగాడు.

ఆ ప్రశ్నలకు శ్రీ శుకుడు ఇలా చెప్పాడు:

రాజా!

నీ సందేహం పోగొట్టడానికి ఒక చక్కని కథ చెప్తాను విను. దానిని మునుపు మా నాయన గారు నారదునికి చెప్పగా నారదుడు దేవలుడికివి చెప్పాడు. ఆయన నాకు చెప్పాడు. అది నేను విన్నది విన్నట్టు నీకు చెప్తున్నాను. సావధానంగా విను.

చిత్రకేతూ పాఖ్యానం

ఒకప్పుడు శూరసేన దేశాలు చాలా సిరిసంపదలతో ప్రజలకు నివాసయోగ్యాలుగా ఉండేవి. ఆదేశాలకు చిత్రకేతుడు అనేవాడు ప్రభువు. వాని దొరతనంలో ప్రజలు ఈతిబాధలు లేక భూలోకంలో స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉండేవారు. భూమి ముక్కారునా అంచనాలకి మించి చక్కగా పంటలు పండేది. ప్రజల కష్టసుఖాలు వేయికళ్లతో కనిపెట్టుతూ చిత్రకేతుడు ధర్మపరుడై రాజ్యం చేస్తున్నాడు.

చిత్రకేతుని భార్యలు చాలామంది ఉన్నారు. వా రందరూ మన్మథబాణాలే స్త్రీరూపం ధరించాయా అన్నంత అందచందాలతో నవయవ్వన విలాసాలతో నవనవలాడుతూ, దట్టంగా పూచిన సన్నజాజి తీవల్లాగా ఉండేవారు.

కలిమి, బలిమి, దొరతనం ఉన్నవాడు చిత్రకేతువు. వాటికి తగినట్లు చక్కని చుక్కల్లాంటి భార్యలు ఉన్నవాడు. ఏ విధంగానూ వెల్తిలేక హాయిగా కాలం వెళ్ళుతూంది. అన్నీఉన్నా ఏదో ఒక లోపం సంసారికి ఎప్పుడూ వుంటుంది. అలాగే చిత్రకేతుడికికూడా సంసార జీవితంలో లోపం వుంది. అది అంతమంది భార్యలు ఉన్నా, ఒకతె కడుపు పండకపోవడం సుఖంగా జీవితం గడుస్తున్న గృహస్తుకి ఇహ పర సాధనమయిన సంతతి లేకపోవడం అన్ని లోపాలకన్నా పెద్ద లోపం.

ఒకతె కడుపునందైనా ఒక మగమొలక పుట్టలేదే అని చిత్రకేతువు వేసవిలో మడుగులాగా దుఃఖంతో లోలోపలా తపించిపోయేవాడు.

తాను అందగాడు, బలవంతుడు. గుణవంతుడు ధర్మపరుడు, అన్ని విధాలా దొడ్డ వాడు.

సిరి సంపదలా ఇంద్రుని వైభవాన్ని తలదన్నేవి. భార్యలా పూర్ణేందుముఖులు. చారువర్తనులు. గుణవంతులు. రూపొందిన మన్మథ శరాలు.

భోగాలా కో కొల లు.

ఏ ముంటే ఏమి లాభం ? సంతానం లేదు. ఎందు కీ గొడ్డుబతుకు ? అని చింతాభారంతో చిత్రకేతువు కుంగిపోయాడు.

సంతానం కలుగాలని దానధర్మాలు ఎన్నిచెయ్యాలో అన్నీ చేశాడు. కానీ ఫలం లేకపోయింది.

అలా ఉండగా ఒకనాడు అంగీరసుడు అనే మహాముని ఆ రాజు యింటికి వచ్చాడు. చిత్రకేతువు భక్తి శ్రద్ధలతో అంగీరసుణ్ని పూజించాడు. ఆ ముని రాజు చేసిన పూజకు సంతుష్టుడై, కుశలప్రశ్నలేసి యిలా అన్నాడు:

రాజా !

నీ రాష్ట్రం ఈతిబాధలు లేక సంపత్సంవృద్ధిగా వున్నదా ? మంత్రి సామంతాదులు అనుకూలురేనా ! సుఖంగా నీ జీవితం వెడుతూందా ? నీ ఆజ్ఞకి తిరుగు లేదుకదా ? నీ భార్యలు అనుకూలవతులేనా ?

రాజు అన్నీ విని చేతులు జోడించి,

మునిచంద్రా !

నీవంటి పెద్దల అనుగ్రహంవల్ల దేనికీ కొరవ లేదు. అన్నీసక్రమంగానే ఉన్నాయి. అని హీనస్వరంతో అన్నాడు.

"అయితే, నీ ముఖం దుఃఖపూరితమై ఉన్నట్లు కనుపిస్తుంది. లోపల ఏదో బాధ వుండాలి దీనికి

"మహాత్మా !

తపోధనుడవు. నీకు తెలియని దేముంటుంది. మరి మాటాడలేకపోయాడు చిత్రకేతువు. తల దించుకున్నాడు. దుఃఖం ఉబికింది. కళ్ళంట నీళ్లు టపటప చుక్కలు చుక్కలుగా పడ్డాయి.

అంగీరసుడు ఆత్మదృష్టితో రాజు విచారాన్ని గ్రహించాడు. ఓహో ! యిదా నీ దుఃఖానికి కారణం సరిసరి ! ఇదెంత ! చూడు రాజా ! అబ్బే! ఆడవాళ్ళలా కృశించిపోతా వెందుకూ ? లే . నేను చెప్పినట్లు చెయ్యి,పుత్రుడు జన్మిస్తా డన్నాడు.

ఆ మాటతో చిత్రకేతువు ముఖం,నిండుసరస్సు నీళ్ళలో అప్పుడే వికసించిన పద్మంలా కలకలలాడింది. మొగం మీది కెత్తాడు. అరచేతులతో కళ్ళు వత్తుకున్నాడు. పెదవుల్పై చిరునవ్వు మెరిసింది. దోసిలిపట్టి

మహాత్మా !

"యీ నిర్భాగ్యుడికి అంత అదృష్టం పట్టుతుందా ?"

"వెర్రివాడా ! ఆ దెంతలో మాట ! లే. విచారించకు. పుత్రకామేష్టి చేస్తే కొడుకు పుడతాడు.

అని

సులక్షణంగా రాజుచేత పుత్రకామేష్టి చేయించాడు. యజ్ఞశేషం చిత్రకేతుని పెద్దభార్య కృతద్యుతికి యిచ్చాడు.

నీకు కొడుకు పుడతాడు. వానివల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తావు ' అని చెప్పి,

"రాజా — వస్తాను !" అని వెళ్ళిపోయాడు.

యజ్ఞశేషం పదార్థం మహా ప్రసాదం అని కళ్ళకద్దుకుని కృతద్యుతి భుజించింది. అచిరకాలంలోనే గర్భవతి అయింది. క్రమంగా నిరపాయంగా తొమ్మిది మాసాలూ మోసి, చక్కని కొడుకుని కన్నది.

మహారాణి కృతద్యుతికి పుత్రోదయం అయిందని తెలియగానే మంత్రి మొదలు ద్వారపాలకుడు వరకూ రాజానువర్తులూ, పౌరులూ, మహానందం పొందారు. కొడుకు పుట్టాడన్నవార్త చెప్పిన దాదికి రాజు తన కంఠంలోవున్న ముత్యాలహారం పారితోషికంగా యిచ్చాడు. పురోహితులు రాజానుమతితో నగరం అంతటా వివిధాంబరాభరణాలు పుత్రోత్సాహంగా పంచిపెట్టారు.

రాజు వెంటనే స్నానంచేసి, ఉచిత వస్త్రాలు ధరించి, కొత్త నగలు పెట్టుకున్నాడు. దైవజ్ఞులైన పురోహితుల ను పిలిపించి, వారిచే కొడుకునకు జాతకకర్మ చేయించాడు. బ్రాహ్మణులకు అడుగకముందే ధన, కనక, వస్తు వాహనాలు యథావిధిగా హిరణ్యాది దానాలూ అగ్రహారాలూ, ఆవులూ సంపద్ధిగా యిచ్చి సత్కరించాడు. యాచకులకు, సస్యాలకు, వార్షకాభంలాగా అభీష్టపదార్థాలు వర్షించాడు. అన్ని దుఃఖాలు మరచి ఆనంద సముద్రు డయ్యాడు.

శిశువు దినదిన ప్రవర్ధమానుడై, తల్లిదండ్రులకు ఆనందవర్ధను డైనాడు.

పెద్దభార్య పుత్రవతి అయినందువల్ల చిత్రకేతువు ఆమెను అధికానురాగంతో చూస్తూ, ఎప్పుడు చూచినా ఆమె అంతఃపురంలోనే ఉంటూ పొద్దుపుచ్చుతున్నాడు.

మిగిలిన భార్యలకు భర్త మొగం కరువైపోయింది. యింత పరాఙ్ముఖుడు అవడానికి కారణం దాని కొడుకే అని వాళ్ళు విచారంతోపాటు అసూయ కూడా పడి,ఏమిచేయాలా అని కూడబలుక్కున్నారు.

ఆ పిల్లవాణ్ణి హతమారిస్తే, వ్యవహారం చక్కబడుతుంది. అందరికీ ఒకటే ఆలోచన తట్టింది. ఒకనాడు నమ్మదగిన ఒక దాసిచేత ఆ పసివాడికి ఉగ్గు పట్టడంలో విషం కలిపి పట్టించేశారు. తమ పని సానుకూలం అయిందని ఘనకార్యం చేసినట్లు ఆనందించారు.

ఆ శిశువు అలాగే తొట్టెలో పడుకున్నాడు. ఆ నిద్రలోంచి మరిలేవలేదు.

కొంతసేపయాక 'పిల్లడు ఇంకా లేవడేం? ఆకలి కాదూ! చూడవే' — అని కృతద్యుతి దాదిని పంపింది. దాదివెళ్లి చూసింది. నివ్వెరపోయింది. ఆత్రంగా రాణిదగ్గరకి పరుగెత్తుకుని వెళ్లింది.

'అమ్మా' — అని యేడిచి ఒక్క కేక పెట్టి కిందపడిపోయింది. 'ఏమే యేమిటే సాటు — ఏమయిందే అని ఆదరాబాదరాగా రాణి పరువెత్తి వెళ్లి తొట్టెలో ఉన్న శిశువుని తీసి యెత్తుకుంది.

చచ్చిన కోడిపిల్లలాగా పిల్లవాడి మెడ వెనక్కి వేలాడిపోయింది. కళా, కాంతీ లేక పొగకాడలాగా మాడిపోయి ఉన్నది శరీరం యావత్తున్నూ. అలాగే మృత శిశువుతోపాటు కృతద్యుతి

హా! పరమేశ్వరా!

అని ఒక్క కేకవేసి మూర్ఛ పడిపోయింది. అంతలో చిత్రకేతువు అక్కడికి వచ్చాడు. ఒక పక్క దాది పడిఉంది. ఇంకోపక్క భార్య, పక్కనే మృత శిశువు పడిఉన్నారు. రాజుకి కరచరణాలు ఆడలేదు. కడుపులోంచి ఏదో గిర్రున తిప్పినట్టయింది. ఆవురుమని ఏడుస్తూ మృత శిశువు మీద వాలిపోయాడు.

అయ్యో! నా చిన్నకూనా! నువ్వు వంశాన్ని ఉద్ధరించే వాడవని వెయ్యి కళ్లతో చూస్తూ పెంచుకుంటున్నాము. ఎంతపనైపోయింది.

దుర్విధి!

ఏమి దారుణం ఇది! నా కొంప తీశావా? ఎందుకు పుట్టినట్టు వీడు. లేనేలేదు సంతతి అని నిస్పృహ చేసుకున్నాను. అలాగే యీ తనువు వెళ్లిపోయినా నాకింత దుఃఖం ఉండకపోను. కొడుకుని యిచ్చి యింతలోనే తీసుకుపోయావా? యీ దుఃఖం ఎలా భరించేది?

ఆ తల్లి ఎలా బతుకుతుంది వీణ్ణి పోగొట్టుకొని! నేనెలా బతికేది? — అయ్యో! యీ గర్భశోకం తగ్గడం ఏనాటికి?

అని ఘోషిస్తూ ఏడిచాడు. మెల్ల మెల్లగా కృతద్యుతి తెలివివచ్చి లేచింది. దాదీ లేచింది. అప్పటికప్పుడే అంతఃపురం పరిజనంతో నిండిపోయింది.

ఇక ఆ తల్లిదుఃఖానికి అంతులేదు. నోట మాటలేక, చేష్టలుదక్కి నిర్జీవ ప్రతిమలా ఉండిపోయింది. కళ్లు సముద్రాలయిపోయాయి. ఆమె కన్నీళ్లలో స్నానంచేసింది. కంట చూపు అదోలా వికృతం అయిపోయింది. వెక్కుతూంది. పొక్కిపోతూంది. ఏదో అంటుంది అస్పష్టంగా పిచ్చిపిచ్చిమాట లాడుతుంది మధ్య మధ్య ఓదార్చే వారెవరు? అందరూ కొయ్యబొమ్మల్లాఉన్నారు.

రాజదంపతులు పుట్టెడు దుఃఖంలోఉన్నారు. ఎవరు ఏమని ఓదార్చగలరు?

'ఈ రంపపుకోత. నా కడుపు దారుణంగా రంపంతో కోశావా భగవంతుడా? అని ఏడ్చి రాణి మూర్ఛపడిపోయింది.

అంతలో అంగీరసుడు నారదుణ్ణి వెంటపెట్టుకుని వచ్చాడు.

మృతశిశువు పాదాలదగ్గర తండ్రి చచ్చిన వాడిలా పడిఉన్నాడు. తల్లికి చైతన్యం లేదు.

మెల్లమెల్లగా అంగీరసుడు, నారదుడు లోనికి వచ్చారు. పరిజనం ఒక్కరే తప్పుకున్నారు.

అంగీరసుడు రాజును దగ్గరగా చేరి

రాజా!

అని బిగ్గరగా అన్నాడు.

రాజు అలాగే తలెత్తి చూసి చప్పున లేచి నమస్కరించాడు. అంతలో రాణికూడా లేచింది.

రాజా!

ఏమిటీ అజ్ఞానం! ఎందుకింత మోహం! విద్వాంసులవల్ల తత్వం అంతా పదేపదే వింటున్న బుద్ధిమంతుడవు. ఇంత అజ్ఞానంలో పడిపోయా వేమిటి!

నీవు దుఃఖించడం ఎవరికోసం? వీడు ఎవడు? నీకూ వీడికీ ఏమిటి సంబంధం? వీడు పూర్వజన్మలో ఎవడో, నీకూ వీడి ఉన్న సంబంధం ఏమిటో నీకు తెలుసునా? తెలియదు. ఆలాటప్పుడు ఇప్పుడుమాత్రం వీడికీ నీకూ ఉండే సంబంధం ఏమిటి? విచారించి చూస్తే ఏమీ లేదు. అంతా మానవుడు కల్పించుకున్నసంబంధం. సంబంధం ఏమిటి? ఇదొక బంధం.

చూడు.

వరద ఒకచోట ఇసుకవేసి పోతుంది. ఇంతలో కొంత ప్రవాహం వచ్చి ఆయిసుకని కొట్టుకుపోయి యింకోదగ్గర వేస్తుంది. యీ జీవలోకం బ్రతుకూ అంతే. కాలానుసారంగా కలుస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కాల ప్రవాహంలో ప్రాణుల కలయిక విచిత్రంగా ఉంటుంది. ఎక్కడెక్కడివో చెట్లు, తీగలు కొట్టుకువస్తూ ఉంటాయి నదిలో. కొన్ని ఒకచోట గట్టుకి చేరుకుంటాయి. కొన్ని అలాగే కొట్టుకు పోతాయి. ప్రకృతి నాటకంలో ప్రాణికోటి పాత్రలూ అంతే. వారివారి పనికాగానే వాళ్ళు తెరవెనకకు పోతారు. మళ్ళీ రమ్మంటే వస్తారా?

ఇదంతా సర్వేశ్వరుడు విష్ణువు ఆడిస్తూన్న తోలుబొమ్మల నాటకం. దీనికోసం విచారించడం, సంతోషించడం విజ్ఞులపని కాదు. కావలసేది విజ్ఞానం. విజ్ఞానికి ఇదంతా కల్లగా కనిపిస్తుంది. పామరుడికి ఇది సుఖదుఃఖ కారకమైన ఒక పెనుయాత్ర. చూడు. నీలోచూడు. నేను చెప్పినది నీకు అర్థం అవుతుంది.

అది అలా ఉండనీ!

నేను, నువ్వు, యీ పరిజనం అందరమూ పుట్టి యింతవాళ్లం అయాము. మృత్యువు వచ్చిందనుకో. మనం ఏమయేట్టు? ఎవరికెవరూ కారు. అందరూ వెళ్లిపోవలసేవారే. అయితే ముందు, వెనక అవుతుంది. అంతేగాని యీ చావు, పుట్టుకకోసం ఆనందవిషాదాలుపొందడంఅజ్ఞానం.

ఈశ్వరుడు మాయా శక్తితో భూతకోటిని సృష్టిస్తాడు. వాటిచేత మళ్లీ సృష్టి కలిగిస్తాడు. కొందరికి కొందరిని సంరక్షకులుగా ఏర్పాటు చేస్తాడు. వాటిద్వారానే ముగింపు జరిపిస్తాడు. కనక నీలోనూ నాలోనూ ఏదీ లేదని తెలుసుకో.

ఈ సృష్టికి స్వాతంత్ర్యం లేదు. కాని బాలుడు లాగే తాను దీనితో సంబంధం పెట్టుకోడు.

దేహియైన తండ్రిదేహంవల్ల పుత్రదేహం రోంచి దేహియైన పుత్రదేహం ఏర్పాటై వస్తుంది.

అలాగే బీజంవల్ల బీజం పుట్టుకొస్తూ ఉంటుంది. ఇదంతా శాశ్వతమే అనుకుంటాడు దేహి. తనవల్లనే యిదంతా జరుగుతూందని భ్రమపడతాడు.

ఈ విధం అంతా ఆదిని సత్పదార్థం యొక్క వికాసంవల్ల సామాన్య విశేష రూపాలతో జరిగినదే. ఆలాగే జీవుడికి యీ దేహ సంబంధం కలిగింది. తానే యిదంతా అనుకుని జీవుడు కర్మవశుడై కర్మఫలం అనుభవిస్తూ తానువేరూ ఆత్మవేరూ అని అనుకుంటూ ఉన్నంతకాలం అలా అనుభవిస్తూ ఉండడం తప్ప బయటపడలేడు. ఆత్మజ్ఞానం కలగక పోయినందువల్ల అలాటి ఉపద్రవం వస్తుంది. కలలో ఏదో చూసి, తెలివి వచ్చాక దానికీ తనకీ సంబంధం లేదని అనుకున్నట్టే యీ దేహానికీ తనకీ సంబంధం లేదని అనుకోడమే ఆత్మజ్ఞాని లక్షణం. అది కుదిరితే యితంతా ఉత్తిదే. కావలసేది అది. అదే పరమపదార్థం ఆనే బుద్ధి కలుగుతుంది. కనక యీమనోవికారాన్ని పరిహరించుకుని,అజ్ఞానాన్ని పోగొట్టుకొని, సర్వేశ్వరుడైన హరినివిశుద్ధ మనస్కుడవై సేవించు.'— అని బోధించాడు.

ఆ బోధతో చిత్రకేతుడు నిద్రలోంచి లేచినట్టు తెలివి తెచ్చుకున్నాడు. కళ్లంట మరి నీళ్లు కారలేదు. గుండె దిట్టంచేసుకుని అంగీరసుడికీ, నారదుడికీ నమస్కరించి

మహానుభావులారా!

యతి వేషాలతో వచ్చిన మహాత్ములు మీరు ఎవరు ? నావంటి అజ్ఞానులకు దివ్యతత్వాన్ని బోధించడానికి వచ్చిన కుమార నారదులా ? ఋషభ దేవలులా ? వ్యాసవశిష్ఠులా ? కపిల చ్యవనులా ? మైత్రేయ భరద్వాజులా ? ఎవరు మీరు ? లేక ఎవరేనా దేవగణానికి చెందినవారా?

నన్ను కరుణించి గట్టుకి చేర్చాలని వచ్చిన పుణ్యాత్ములు మీరు. మురికిగుంటలో పురుగులా సంసారకూపంలో పడి కొట్టుకుంటూన్న నన్ను దివ్యబోధచేసి ఉద్ధరించడానికి వచ్చిన మీరెవరో చెప్తితే నాకు పరమానందం'— అని ప్రాధేయతగా అడిగాడు.

అప్పుడు అంగీరసుడు ఇలా అన్నాడు:

రాజా!

దుఃఖంవల్ల నన్ను గుర్తించలేకపోయావు. ఆనాడు నీచేత పుత్రకామేష్టియాగం చేయించిన అంగీరసుణ్ణి నేను. యీ మహానుభావుడు బ్రహ్మకొడుకు నారదమహాముని. భాగవత శిరోమణి. దుస్తరమైన పుత్రశోకంలో మునిగిఉన్న నీకు పరమజ్ఞానం ఉపదేశించడానికని వచ్చాము. నీకు ఆనాడు నేను పుత్రకామేష్టి అయిన తరువాత ఒకమాట చెప్పాను. నీకు కొడుకు పుడతాడు వాడివల్ల నీవు సుఖదుఃఖాలు అనుభవిస్తావు అని. జ్ఞాపకం ఉందా ? అది అలాగే జరిగింది. ఎందుకు అలా జరగాలో చెప్తున్నాను విను.

నువ్వు ఇప్పుడు పుత్రశోకంలో మునిగిఉన్నావు. నీ దుఃఖాన్ని పోగొట్టాలని మేము అనుకొని నీకొడుకుని బ్రతికించామనే అనుకో. బ్రతుకుతాడు. దానివల్ల ప్రయోజనం నీకు ఆవంతైనా లేదు.

కొడుకులున్న తల్లిదండ్రులు ఎంతెంతలేసి బాధలు పడతారో అవన్నీ నువ్వు యిసిందు ముందు అనుభవించవలసి వస్తుంది.

అసలు రహస్యం తెలుసుకో!

యీ భార్యలు, కొడుకులు, మేడలు, మిద్దెలు, సిరిసంపదలు, రాజ్యవైభవం — ఇదంతా శాశ్వతంగా ఇలా నీతో అంటిపెట్టుకుని ఉంటుందనుకోకు. ఉత్త భ్రమ.

ఈ రాజ్యం, భూమి, బలం, ధనం, సేవకులు, మంత్రులు, స్నేహితులు — యిదంతా జీవుడికి బంధం. ఈ చెరసాలలో జీవుడు వెలుగు చూడలేక ఎన్నాళ్లని ఉంటాడు ? వీటివల్ల కలిగేదంతా దుఃఖమేగాని సుఖం లవలేశమూ లేదు.

మింటి బుబ్బుల్లాగా ఉండేది యీ ధనం వగైరా అంతాను. కలలో చూసినదంతా కావాలంటే జాగ్రదవస్థలో వస్తుందా ?

కర్మపరాయణములైన మనోవ్యాపారాలవల్ల నానా కర్మలూ చెయ్యవలసి వస్తుంది. దేహం ఎంతసేపూ కర్మలు చేయడానికే లొక్కుని పోతుంది. దానికి లొంగి దేహి కర్మలు చేస్తూ వాటివల్ల వచ్చే సుఖదుఃఖ రూపమైన ఫలం అనుభవిస్తూ అదే చరితార్థత అని తృప్తిపడుతూ జనన మరణాలతో సతమతమవుతూ ఉంటాడు. మరి యీ బంధం తెగగొట్టుకొని శాశ్వతానందకందమైన ముకుంద పాదారవిందా ధ్యానంతో ముక్తి పొందడం ఎప్పటికి ? కావలసేది అదా ? యిదా ? కనక నీవు తెలివి తెచ్చుకొని ప్రశాంత మనస్కుడవై ధ్రువపదంకోసం ప్రయత్నించు.

ఇటుచూడు. బ్రహ్మమానస పుత్రుడు నీపై దయతలచి వచ్చాడు. తరణోపాయం చెప్తాడు. శ్రద్ధగా విను. అని అంగీరసుడు నారదుణ్ణి చూశాడు.

నారదుడు చిత్రకేతుని ఉద్దేశించి

రాజా!

నీకు నేను సంకర్షణాత్మకమైన దివ్యమంత్రం ఉపదేశించి సద్గతికి మార్గం చూపడానికి వచ్చాను. ఆ మంత్రం ఉపనిషత్సారం. సామాన్యులకు అగోచరం. దానిని నిశ్చల భక్తిశ్రద్ధలతో ఏడు రాత్రులు జపించేవాడు సంకర్షణమూర్తియైన యీశ్వరుణ్ణి చూడగలడు. సర్వజీవులకూ శ్రీమన్నారాయణుని పాదపద్మాలే దివ్యాశ్రయం. ఆ మహానుభావుడు తప్ప ఇంకోదిక్కు లేదు. త్వరలో యీ బంధాన్ని తెంచుకొని, అజ్ఞానం పోగొట్టుకుని ఉత్తమపదం పొందే కోర్కెతో పాటుపడడమే కర్తవ్యం. నేను చెప్పేది అలా ఉండనీ, యీ మహాత్ముడు అంగీరసుడు చెప్పినట్టే యీ శిశువుని బ్రతికించాననుకో : వీడివల్ల నీకు ఏంప్రయోజనం ఉందో అడిగి చూడు'

అని ఆ మృత శిశువుని చూసి

ఓ జీవుడా!

భ్రమయము. యీ కళేబరంలో ప్రవేశించు. నీ తల్లిదండ్రులూ, బంధుమిత్రులూ, మంత్రి పురోహితులూ, పరివారం నీ కోసం దురంత చింతా సముద్రంలో మునిగిఉన్నారు. వారికి ఆనందంగా లే. మిగిలిన ఆయుస్సు ఉన్నంత వరకూ జీవించు. పితృ పైతామహం అయిన సింహాసనం అధిష్ఠించి దొరతనం చెల్లించు.'— ఏమంటావు ? — అని అడిగాడు.

ఆ మృత శిశువు వెంటనే యిటూ అటూ కదిలాడు. ఆ లేత ముఖం చిరునవ్వుతో కలకలలాడింది. మంకెన పువ్వుల్లా ఉన్న పెదవులు విడ్డాయి. స్పష్టంగా గంభీరంగా మాటలాడనారంభించాడు.

మునీంద్రా!

ఎడతెరిపి లేకుండా ఆ యా జన్మలలో నేను చేసిన వివిధ కర్మల ఫలం అనుసరించి నానా గర్భవాసాలలో దురంతరబాధలు అనుభవించి పుడుతూ చస్తూ విసుగెత్తిపోతున్నాను. వీళ్లు నాకు తల్లిదండ్రులని నియమమేమిటి ? ఇలా యెందరయారో ? —

ఒకొక్క జన్మలో రకరకాల చుట్టాలు, స్నేహితులు, అహితులు, దాసవర్గం, ఉదాసీనులు, జ్ఞాతులు, ఆలుబిడ్డలూ కలుగుతూ ఉంటారు. చర్విత చర్వణమైన యీ ప్రాణికి ఒకే ఒక వావి, వరసా ఎక్కడ వస్తుందయ్యా! నీకు తెలియదా ? నన్ను చెప్పమంటున్నావు.

బంగారంతో రత్నాలు సంఘటించినా బంగారం బంగారమే. రత్నాలు రత్నాలే. అమ్మినప్పుడు: ఆరెండిటికీ సంబంధమే ఉండదు.

ఆలాగే జీవుడు దేహాలను ఆశ్రయించినా ఆదేహాన్ని అంటిపెట్టుకుని అదే శాశ్వతమని ఉండడు. యీ దేహం నశిస్తే యింకొకటి. యీ దేహానికి జీవుడికీ విడదీయరాని సంబంధం ఉంటుందని అనుకోడం భ్రాంతి.

దీనికంతకీ మూలవిరాట్టు వేరే ఉన్నాడు. వాడు ఏకాకి. అవ్యయుడు. జన్మకర్మలు లేనివాడు. ఆది, అంతం అనే లక్షణాలకు దూరమైనవాడు. అంతటా ఉండి కనిపించనివాడు. అంతా తనలో ఉంచుకునేవాడు. అంతకూ తానే ఆధారం అయినవాడు.

సూక్ష్మము, స్థూలము అని ఆ ఏకపదార్థానికి రెండు రూపాలు ఉంటాయి. అణువుకంటె అణుస్వరూపి. మహత్తుని మించిన మహాత్ముడు. రెండు రూపాలూ ఉపాధినిపట్టి వెలుగుతూ ఉంటాయి. తాను నిజానికి జ్యోతీరూపి. స్వయం ప్రకాశమానమైన దివ్యరూపంతో సమస్త జగత్తునూ చూస్తూ సమయానికి అంతనూ తన లోకి తీసుకుంటూ ఉంటాడు.

తన మాయను ప్రయోగించి, దానికి గుణాలు తోడుగా ఇచ్చి భూతసృష్టి చేస్తూ వినోదిస్తూ ఉంటాడు. జీవించడానికి, నశించడానికి యీ దేహికి స్వాతంత్ర్యంలేదు. ఆ అధికారం అంతా తనచేతిలో ఉంచుకుని యీ నాటకం ఆడిస్తూ ఉంటాడు. కాగా తానే కర్త, శాస్త, సంహర్త అయి ఉంటున్నవాడు ఆ మహానుభావుడు నారాయణుడు.

మునీంద్రా!

ఇల్లా లెవరు? పిల్లలెవరు? భర్త ఎవడు? బంధు వెవడు? మిత్రులు, శత్రువులు, ఏమిటీ సంబంధం? ఇదంతా మోహానికి చిక్కినవాడికే. అంతా యీశ్వర రాజ్యం అనుకునే తెలివిగలవాడికి యీ తతంగమే లేదు.

నన్ను తిరిగి రమ్మంటావా యీ పాపకూపంలోకి. అయిపోయింది. కర్మచ్ఛేదం అయిపోయింది. నేను యీశ్వరుడిలో కలిసిపోతున్నాను. సుఖం దుఃఖం, అనేవి యిక నాకు లేవు. తల్లి, తండ్రి, ఇల్లాలు, పిల్లలు, మంత్రులు, రాజ్యం, కోట, పేట యిలాటి ఐహిక బంధం యీశ్వరానుగ్రహంవల్ల తెగిపోయింది. పరమేశ్వర సాయుజ్యం సిద్ధించింది నాకు. నా కోసం దుఃఖించడం అవివేకం. నీవు మహాత్ముడవు. గడుసువాడవు. నాచేత యీరాజుకి హితబోధ చేయించావు. సంతోషం. వెళుతున్నాను.' — అని ఆ బాలుడు మవుని అయిపోయాడు. శరీరం అంతా మళ్లీ వికృతం అయిపోయింది.

ఇదంతా అక్కడ ఉన్నవాళ్లకి ఆశ్చర్యం కలిగించింది. చిత్రకేతుడికి జ్ఞానోదయం అయింది. శోకవిముక్తు డయాడు. యమునాతీరాన ఆ మృత శిశువుకి పారలౌకిక క్రియలుచేసి, స్నానంచేసి శుచియై నారదుని యెదుట బద్ధాంజలియై నిల్చున్నాడు. నారదుడు ప్రసన్న భావంతో నారాయణ మంత్రం ఉపదేశించాడు. తరువాత మునులిద్దరూ వెళ్లిపోయారు.

బురదలోంచి ఏనుగులాగా సంసారకూపంలోంచి బయటపడ్డాడు చిత్రకేతువు. నారదుడు ఉపదేశించిన ప్రకారం నిరాహారుడు, నియమ నిష్ఠలతో నారాయణ మంత్రాన్ని జపించాడు. ఏడు రాత్రుల కాలం గట్టే వెళ్లిపోయింది.

ఆ మంత్ర ప్రభావంవల్ల ఎదురులేని విద్యాధరాధిపత్యమూ, కనద్రత్న కనక విమానం ప్రాప్తించాయి చిత్రకేతువుకి. విమానారూఢుడై మీది కెగిరిపోయాడు.

చిత్రకేతుడు అనంతుని అనుగ్రహం పొందుట

దివ్య విమానం చిత్రకేతుని సంకల్పం అనుసరించి వెళ్లిపోతూంది. మూడు లోకాలనూ క్షణంలో చుట్టి తీసుకు వస్తూంది. ఆ విమానంలోనే చిత్రకేతువు అన్ని వినోదాలూ అనుభవిస్తున్నాడు.

అలా ఉండగా ఒకనాడు విమానం మనోవేగంతో ప్రయాణం చేస్తూంది. అలా వెళ్లగావెళ్లగా ఒకచోట చిత్రకేతువు 'ఆగు' అన్నాడు. విమానం ఆగిపోయింది. 'క్రిందికి దిగు' అన్నాడు. సరిగా క్రిందికి దిగింది. చప్పున విమానంలోంచిదిగాడు. 'నా భాగ్యం పండింది' అని ముందుకి వెళ్లాడు. ఎట్టఎదుట అనంతుడు దర్శన మిచ్చాడు.

మంచి ముత్యాల మిలమిలలు, చందనసారం తళతళలు కలిసిపోయినట్టు ధవళాతి ధవళమైన శరీరం, ఆ తెలుపుకి వన్నె పెట్టుతూన్న నల్లని పట్టుపంచ, మణిప్రభలు విరజిమ్మే కిరీట కాంతులతో ధగధగలాడుతూన్న శిరస్సులు, కంకణ కేయూరాలు, నడుమున బంగరు సూత్రం, పచ్చని యజ్ఞోపవీతం, ప్రసాదగుణ భూయిష్ఠమైన ముఖాలు, చకచక లాడుతూన్న గుండ్రటి నేత్రాలు, — ఆ ఆకారంతో భగవానుడు దర్శనం అనుగ్రహించాడు.

అనంతుణ్ణి చూడగానే చిత్రకేతువుకి ఒళ్ళు పులకరించింది. ఆనందబాష్పాలు కారాయి. మనస్సు భక్తిభరితమై, సుప్రసన్నమయింది. మవునంగా రెండుచేతులూ జోడించి ప్రణామం చేశాడు. ఆనందం అతిశయించింది. భక్తిరసం ముమ్మరమయింది. మాటాడుదా మనుకుంటాడు మాటరాదు. స్వరం గద్గదం అయిపోయింది. పరవశుడైపోయాడు. చూస్తా డేగాని ఆచూపుకు చూపే శక్తిలేదు. నోరు విప్పాడేగాని మాట రాదు. నవ్వుతూ అలా ఉండిపోయాడు కొంతసేపు. అనంతుడు చిరునవ్వుతో చిత్రకేతుణ్ణి చూశాడు.

చిత్రకేతువు నాలుకకు శబ్దశక్తి కలిగింది. సర్వం వాగ్రూపం పొందింది.

ప్రభూ!

దర్శన మిచ్చావా ? అనుగ్రహం యీ దాసుని మీద ఇన్నాళ్లకి కలిగిందా ? తండ్రీ!

నీ లీలలు అప్రమేయాలు. హరీ!

ఎవ్వడికీ లొంగని అనంతశక్తి సంపన్నుడవు అనంతా భక్తులకు మాత్రం వశుడవయిపోతావు కదూ! ఆభక్తి అనే ఆయుధం వారికిచ్చి బయస్త్రావు మళ్లీ. నేను నీభక్తుడవని ఇప్పటికి నిశ్చయించుకున్నావా! దేవా!

ఇదంతా నాకు నీ అనుగ్రహంవల్ల వచ్చినదే. నీవు వచ్చి యిచ్చావంటే నీభక్తుడికి దుర్లభం ఏముంటుంది ?

(సశేషం)

శ్రీమదాంధ్ర మహాభాగవతం

రచన

శ్రీయామిజాల పద్మనాభస్వామి...





కనురెప్పలు కంటిని
కాపాడేమాదిరి

GEM STARTERS & SWITCHES
ఎలెక్ట్రిక్ మోటార్లను కాపాడును



PHONE-3024, 3830
Grams-PORCELAIN

గణపతి ఇంజినీరింగ్ మాన్యుఫాక్చరర్స్
ప్రైవేట్ లిమిటెడ్
గణపతి - కోయంబత్తూరు-6.

లిటిల్స్
గ్రైప్ వాటర్

చంటిబిడ్డలకు ఎడబిడ్డలకు తరచువచ్చే అజీర్ణము మొదలైన ఉదరవ్యాధులనివారించును. ఉదరమును చక్కబెట్టుటతో పిల్లల ముఖము ఆనందంతో వికసింపజేయును.

తయారుచేయువారు :
లిటిల్స్ ఓరియంటల్ బామ్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్,
మద్రాసు - 2.

విజయవాడ బులియన్ మార్కెట్

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	141—00
సావరిన్	95—00
వెండి 100 తు.	240—00
వెండి 1 రు.	2—40



కావలెను

తెలుగు, సంస్కృత ఫిలిములో ప్రధానంగా పాల్గొనుటకు యువన రక్తి, అందమైన యువకుడు కావలెను. వివరములకు: 6-2-61 లోగా 57 న్యూ వుడ్‌లాండ్స్ హోటల్, మద్రాసు లోను, ఆ తరువాత ఉట్కల్ చలచిత్ర ప్రతిష్టాన్, అస్కా, ఒరిస్సా లోను డైరెక్టరును సంప్రతించండి.

హైవేసు డిపార్టుమెంటు

చిట్ టెండరు నోటీసు

విశాఖపట్టణం హైవేసు డివిజనల్ ఇంజనీరు వారి ఆఫీసులో 1961—62 సం. లలో జరుగవలసిన గవర్నమెండు రోడ్ల మెయింటినెన్సు పనులకు 28—2—61 వ తేదీన మధ్యాహ్నము 3—00 గంటలవరకు డిపార్టుమెంటు ఫారము లలో సీలువేసిన టెండర్లు తీసికొనబడును.

టెండరు ఫారములు ఒక్కొక్క పనికి రు. 5.10 చొప్పున (అమ్మకపు పన్నుతో సహా) ఇంజనీరువారి ఆఫీసులోచెల్లించిన 15—2—61 తేదీనుండి 27—2—61 వ తేదీ సాయంకాలం 5 గంటలవరకు ఆఫీసు పనిచేయు వేళలలో పొందవచ్చును. ఈ సొమ్ము వాపసు యివ్వబడదు.

పనుల వివరములు వాటికి కట్టవలసిన ధరవత్తు సొమ్ములు ఈ ఆఫీసులోను, సబ్‌డివిజను మరియు సెక్షను ఆఫీసులలోను జాబితాలను చూడవచ్చును.

టెండర్లు ఆ దినముననే 3 గంటల 30 నిముషములకు తెరువబడును.

ఇన్‌కంటాక్సు సర్టిఫికెట్టు తప్పక టెండరుతో జతపర్చవలెను.

కె. బాపారావు,
డివిజనల్ ఇంజనీరు, హైవేసు.

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా కోడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ లోకేశ్వర జనార్ధనస్వామివార్ల దేవస్థానములోని ధ్వజమునకు ఇత్తడిరేకు తొడుగు వేయుటకు పల్లకి ప్రహరీ గోడ రిపేరిచేయుటకును సీల్డు టెండర్లు 9—2—61 తేదీ సాయంత్రం 4 గం.వరకు సదరు దేవస్థానము ఆఫీసులో తీసికొనబడును. డిపాజిటు 5% వంతున రొక్కంగా చెల్లించవలయును. డిపాజిటులేని టెండర్లు తీసికొనబడవు. ఆదేరోజున ఇన్‌స్పెక్టరువారి ఆఫీసులో తెరువబడును. శాంక్షన్డు ఎస్టిమేటు: ధ్వజమునకు కవరింగు రూ. 2400 — పల్లకి ప్రహరీ గోడ మరమ్మతు రూ. 1560—

(సం.) వి. వీరయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

టెండరు నోటీసు

కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా గురజ గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానము ప్రహరీగోడ కట్టుటకు సీల్డు టెండర్లు 9—2—61 తేదీ సాయంకాలము 4 గం.లవరకు కోడూరులోని శ్రీ లోకేశ్వర జనార్దనస్వామివారి ఆఫీసులో తీసికొనబడి ఆదేరోజున గుడివాడ ఇన్‌స్పెక్టరువారి ఆఫీసులో తెరువబడును. డిపాజిట్టు 5% రొక్కంగా చెల్లించవలెను. డిపాజిటులేని టెండర్లు తీసికొనబడవు. శాంక్షన్డు ఎస్టిమేటు రూ. 6500 లు.

(సం.) వి. వీరయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

లావోస్ సమస్య:

"భద్రతాసంఘానికి సమర్పించాలి"

సమితికి ప్రిన్స్ బౌనోమ్ అభ్యర్థన

న్యూయార్క్, ఫిబ్రవరి 4:—

లావోస్ పరిస్థితిని భద్రతాసంఘం ముందుంచాలని ప్రిన్స్ బౌనోమ్ ప్రభుత్వం సమితి సెక్రటరీ జనరల్ శ్రీ డాగ్ హామర్షెల్డ్‌ను అభ్యర్థించినట్లు, లావోస్ ఉపప్రధాని జనరల్ ఫూమీనోసవాస్ నేడిక్కడ తెలియజేశారు.

ప్రిన్స్ బౌనోమ్ అభ్యర్థన కల ఒక లేఖను లావోస్ వార్తాసంబంధాల శాఖామంత్రి శ్రీ ఖంపన్‌పానే, సమితి సెక్రటరీ జనరల్‌కు అందజేశారు.

లావోస్ సమస్యను భద్రతాసంఘం ముందు ఉంచడం జరిగినప్పటికీ భద్రతాసంఘం లావోస్ సమస్య విషయం సందర్భంలో ఒక పరిష్కార మార్గాన్ని సూచించగలదా, లేదా అన్న విషయంలో జనరల్ ఫూమీ సందేహం వెలిబుచ్చారు.

1954 లో జెనీవా సమావేశములో పాల్గొన్న 9 రాజ్యాలవారు లావోస్ సమస్యా పరిష్కారార్థం ఒక కొత్తసంధిపై సంతకాలు చేయాలని జనరల్ ఫూమీ సూచించారు.

లావోస్‌లోకి ఉత్తర వియత్‌నాం సేనల ప్రవేశాన్ని ఆపుచేయగలిగినప్పుడే లావోస్ సమస్యా పరిష్కారం సులభ సాధ్యం కాగలదని కూడా జనరల్ ఫూమీ పేర్కొన్నారు.

సింహళం 13 వ స్వాతంత్ర్యదినోత్సవం

భారతీయుల దేశభక్తి ఆదర్శం కావాలని సింహళప్రధానిఉద్బోధ

కొలంబో, ఫిబ్రవరి 4:—

సింహళం యివ్వాళ 13 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నది. ఆర్థికాభివృద్ధికై కృషి చేస్తానని సింహళప్రభుత్వం ఈ సందర్భమున ప్రధాని శ్రీమతి సిరిమావో బండారు నాయకే రేడియోద్వారా ఒక సందేశాన్ని ప్రజలకు అందజేస్తూ, ఇటీవల తన పర్యటన సందర్భమున ఇండియాలోతనకు కానవచ్చిన మాదిరి "ప్రగాఢ దేశభక్తి భావాన్ని" అలవరచుకోవలసిందని కోరారు.

"మన లక్ష్యానికి కీర్తిశేషుడైన ప్రధానమంత్రి (సాలమన్ బండారనాయకే) ఆశలను ఈడేర్చడానికి దోహదంచేసేది ఈ ప్రగాఢ దేశభక్తిభావమేనని ఆమె ప్రకటించారు.

తమిళభాష మాట్లాడేవారున్న తూర్పు ఉత్తర రాష్ట్రాలు ఈ ఉత్సవాలలో పాల్గొనలేదు. తమిళ భాషకు స్థానం కల్పించకుండా సింహళీస్ భాషను ప్రభుత్వ భాషగా నిర్ణయించినందుకు నిరసనగా ఈరాష్ట్రాలు ఇలా పాల్గొనటం మానివేసినవి. వారిలా మానివేయటం ఇది ఐదవ సంవత్సరం.

దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ భవనాలపైన ఇళ్ళపైన జాతీయ పతాకాలు ఎగురగా ఈ రెండు రాష్ట్రాలలోనూ చాలా చోట్ల నల్లజెండాలు ఎగిరినవి.

జాతి, మత విద్వేషం

నిరసిస్తూ సమితి ఉపసంఘ తీర్మానం

మిత్రరాజ్య సమితి, (న్యూయార్క్), ఫిబ్రవరి 4:—

జాతివిద్వేషం, అల్పసంఖ్యాక వర్గాల రక్షణకు గురించిన సమితి ఉపసంఘ సమావేశం అన్నివిధాలైన జాతి, మత విద్వేషాలను నిరసిస్తున్న సమగ్ర తీర్మానాన్ని నేడు ఆమోదించింది. గత 25 రోజులుగా జరుగుతున్న ఈ సమావేశం ఈ తీర్మానాన్ని ఆమోదించడంతో ముగిసింది.

జాతివిచక్షణ శాసనాలు ఏరంగంలో అమలు జరుగుతున్నప్పటికీ వాటిని రద్దు చేయాలనీ, అనిర్దిష్ట విచక్షణ పాటింపు నిషేధించాలనీ, వివిధ వర్గాలమధ్య విద్వేషాన్ని రూపుమాపడానికి శాసనాలు చేయడం, ఇంకా ఇతరమైన చర్యలు తీసుకోవాలనీ అన్ని ప్రభుత్వాలను కోరవలసిందిగా సమితి జనరల్ అసెంబ్లీకి ఈ తీర్మానం సిఫారసు చేస్తున్నది.

ఈ ఉపసంఘ సమావేశం లో చాలా సమస్యలపైన చర్చ జరిగింది. ఇటువంటివాటిలో, జాతీయ అల్పసంఖ్యాకవర్గాల రక్షణ, అన్ని రంగాలలో అమలుజరుగుతున్న విచక్షణ, ముఖ్యంగా యూదుమత విద్వేషం కూడా వున్నవి. యూదు మత విద్వేషం విషయంలో ఈ ఉపసంఘానికి వివిధ నివేదికలు అందజేయబడినవి. తీవ్ర చర్చ కూడా జరిగింది.

కార్మికులు యజమానుల మధ్య స్నేహసంబంధాలు

ఉత్పత్తి పెరుగుదలకు అత్యంతావశ్యకమని వ్యవసాయ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి సలహా

హైదరాబాద్, ఫిబ్రవరి 4:—

ఉత్పత్తి పెరగడానికి యజమానులు, కార్మికులమధ్య స్నేహపూరిత సంబంధాలుండడం అత్యంతావశ్యకమని వ్యవసాయమంత్రి శ్రీ యన్. రామచంద్రారెడ్డి నిన్న ఇక్కడ సూచించారు.

"ఒక యూనియన్, ఒక పరిశ్రమ" అనే విషయంపై పనివారల విద్యాకేంద్రములో జరిగిన గోష్ఠికి శ్రీ రామచంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇటు దేశ క్షేమానికీ, అటు వారి స్వంత క్షేమానికీ పనివారలు సమైక్యతను సాధించాలని వ్యవసాయమంత్రి సలహా యిచ్చారు. పనివారల జీవన ప్రమాణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సమైక్యతను పెంపొందించుకోవా లన్నారు.

రాష్ట్రంలో ఒకటి, రెండు పరిశ్రమలలో యజమానులు, కార్మికుల మధ్య సంబంధాలు సరిగా ఉండనందుకు, హింసాత్మక దృక్పథాన్ని అవలంబించినందుకు శ్రీ రామచంద్రారెడ్డి విచారాన్ని వెలిబుచ్చారు.

శ్రీ జగన్నాధరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. లేబరు కమీషనరు శ్రీ ఎస్. కె. గురుస్వామి అధ్యక్షుని సభికులకు ఎరుక పరిచారు. శ్రీ జగన్నాధరావు సామ్యులనీ, వీరి నాయకత్వాన కార్మికులు సక్రమ మార్గంలో పురోగమించగలరనీ, శ్రీ గురుస్వామి చెప్పారు.

ఈ గోష్ఠి, రెండు గంటలసేపు జరిగింది. 26 మందిగోష్ఠిలో పాల్గొన్నారు. ఒకపరిశ్రమకు ఒకే యూనియన్ ఉండాలనే భావాన్ని చాలామంది వక్తలు ప్రకటించారు.

అస్సాం కల్లోలాలు

శ్రీ యస్. యం. దత్ వివరణ

షిల్లాంగు, ఫిబ్రవరి 3:—

గత జులైలో అస్సాంలోని గోరేశ్వర్‌లో జరిగిన కల్లోలాలు అక్కడ స్థానికంగా ఉన్న కొందరు పథకంవేసి జరిపించినవని నిశ్చయంగా చెప్పవచ్చునని అస్సాం పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ నేడు శ్రీ యన్. యం. దత్ కల్లోలాలపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి శ్రీ మెహరోత్రాకు తెలియజేసారు.

కల్లోలాలు సాగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పథకం ఉన్నదనడానికి మాత్రం తనకు రుజువు లేవీ కనుపించలేదని ఆయన అన్నారు.

గత జులైలో అస్సాంలో కల్లోలాలు జరిగినప్పుడు, శ్రీ యస్. యం. దత్ నాలుగు నెలలు సెలవుపై తమ స్వస్థలానికి వెళ్లారు. సెలవు ముగించుకుని ఆయన తిరిగివచ్చిన తరువాత, శ్రీ దత్‌ను అస్సాం ప్రభుత్వం పోలీసుశాఖ పునర్వ్యవస్థీకరణకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించడం జరిగింది.

రాష్ట్రంలో కలరా మసూచి వ్యాధులు

డిసెంబరు నెలసమీక్ష

హైదరాబాద్, ఫిబ్రవరి 4:—

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోగత్త డిసెంబరు నెలలో మసూచివ్యాధి చెదురు మదురుగా వున్నట్లు, కలరావ్యాధి మరింత తక్కువగా వున్నట్లు అధికారవార్తల వలన తెలుస్తున్నది. రాష్ట్రంలో ప్లేగువ్యాధి కేసులు అసలు ఎక్కడా సంభవించలేదు.

ఆ శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరిజిలాలలో డిసెంబరు నెలలో కలరా కేసులు,నవంబరు నెలలో 57 మందికి ఈవ్యాధిసోకి, 39 మంది మరణించగా, డిసెంబరునెలలో 25 మందికి వ్యాధిసోకి 18 మంది మృతి చెందారు. వ్యాధిసోకిన ప్రాంతాలలోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలోనూ వ్యాధి నిరోధక చర్యలు గైకొనడం జరిగింది.

పోర్చుగీస్ ప్రభుత్వానికి 'శాంటామేరియా' అప్పగింత

ప్రెసిడెంట్ క్వాడ్రోస్ ఉత్తరువు

28 మంది అనుచరులతో సహా గాల్వావోకు బ్రెజిల్‌లో ఆశ్రయం

రెసిఫ్, ఫిబ్రవరి 3:—

శాంటామేరియా నౌకను అధికారరీత్యా పోర్చుగీస్ ప్రభుత్వానికి అప్పగించివేయాలనే ఉత్తరువుపై బ్రెజిల్ ప్రెసిడెంట్ క్వాడ్రోస్ నేటిరాత్రి సంతకం చేశారని బ్రెజిలియన్ విదేశాంగ మంత్రిత్వశాఖ రెండవకార్యదర్శి సీనార్ కాస్ట్రో అల్వెస్ రాయిటర్ విలేఖరితో పేర్కొన్నారు.

నౌక విషయం యిక పూర్తిగా పోర్చుగీసు ప్రభుత్వానికి సంబంధించినదే అనీ, రేపు ఉదయం పోర్చుగీస్ ఎంబసీ నౌకాశాఖ ఉద్యోగికి అది అప్పగించ బడగలదనీ సీనార్ అల్వెస్ అన్నారు.

నౌకను బ్రాజిలియన్ నౌకాదళాధి కారికి అప్పగించిన పిదప గాల్వావో అనుచరులు తమవద్దవున్న ఆయుధాలను యిచ్చివేశారని కూడా ఆయన అన్నారు.

కెప్టెన్ హెన్రిక్ గాల్వావో ఆయన అనుచరులు 28మంది బస్సులో, రెసిఫ్ మిలిటరీ పోలీస్ బారకాసులకు గొనిపోబడ్డారు. వారు నేటిరాత్రి అక్కడ గడుపుతారు. వచ్చే కొలది రోజులలోనూ గాల్వావో బాసిలీయాకు వెళ్ళాలనుకుంటున్నారు.

కెప్టెన్ గాల్వావోకు ఆయన అనుచరులు 28 మందికి బ్రాజిల్ ప్రభుత్వం రాజకీయాశ్రయం మంజూరు చేసింది.

గాల్వావో శాంటామేరి యా నౌకాధిపత్యాన్ని బ్రాజిలియన్ నౌకాదళాధికారి అడ్మిరల్ డియాన్ ఫెర్నాండెజుకు నౌకపై అధికారపూర్వకంగా జరిగిన కార్యకలాపంలో అప్పగించిన తరువాతనే వారిని బ్రాజిలియన్ అధికారులు బస్సులోగొనిపోయారు.

కెప్టెన్ గాల్వావోతో సంభాషణల ఫలితంగా నేటిరాత్రి 8—30 గంటలకు కుదిరిన ఒప్పందం షరతులను అడ్మిరల్ ఫెర్నాండెజు వివరించారు.

ఆనౌకను బ్రాజిలియన్ అధికారులకు అప్పగించాలని దాని భావిని అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుగుణంగా బ్రాజిలియన్ ప్రభుత్వమే నిర్ణయించాలని గాల్వావోకు ఆయన అనుచరులు 28 మందికీ బ్రాజిల్ రాజకీయాశ్రయం యివ్వాలని వారి మధ్యకుదిరిన ఒప్పందం సూచిస్తున్నది.

దీనికి ముందు బ్రాజిల్ కోర్టులో నౌక జప్తుకు ఒక రిట్ అర్జీ దాఖలుచేసి, కోర్టు ఉత్తరువు పరంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. ఓడ యాజమాన్యం కల కంపెనీ ఏజంటు సీనార్ కార్లోస్ బోటెల్‌హో విహారకారుల సంఖ్య 28 మాత్రమేనని 70 కాదనీ అన్నారు.

నిన్న రాత్రి 50 మంది బ్రాజిలియన్ సైనికులు ఒక టగ్గులో శాంటామేరియా నౌకలో ప్రవేశించి, అంతకు ముందు కాపలావున్నవారిని పంపివేశారు. వీరితోకూడా వెళ్ళిన పత్రికాప్రతినిధులను ఫొటోగ్రాఫర్లను ఒక విప్లవోద్యోగి లోనికి పోనీయలేదు. వెనిజులా లోని రహస్య విప్లవోద్యమం నుండి ఉత్తరం తెచ్చిన ఒక ఫొటోగ్రాఫరును మాత్రం లోనికి పోనిచ్చారు.

'శాంటామేరియా' యాజమాన్యం కల కలోనియల్ నేవిగేషను కంపెనీ కెప్టెన్ గాల్వావ్ పైన ఆయన అనుచరులపైన ఓడను అపహరించినందుకు నావికుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల నరికట్టినందుకు కేసుపెట్టమని ఆ నౌకాధికారి కెప్టెన్ మారియో మెయాకు ఆదేశించింది.

పోర్చుగీసు ప్రతిపక్ష నాయకుడు జనరల్ హంబర్టో డెల్గాడో పైనకూడా కేసు పెట్టమని కంపెనీ కోరింది.

గాల్వావో, ఆయన అనుచరులు క్యురకావో వద్ద ప్రయాణీకులవలె నౌకలో ప్రవేశించినప్పుడు వారివద్ద 885 పౌనుల మందుగుండు సామగ్రి నౌకలోనికి గొనివచ్చారనీ, సీనార్ బోటెల్‌హో వివరించారు.

ఈ ఆయుధాలు, మందుగుండు సామగ్రి నౌకలోనికి ఒక శవపేటికలో గొనిరాబడినవనీ, ఆ పేటికతోపాటు ఒక స్పానిష్ మహిళకూడా ఏడుస్తూనే నౌకలో ప్రవేశించి, వెనిజులాలోని లాగ్వైరా వద్ద దిగిపోయినదనీ, లిస్బన్‌లోని ఒక పత్రిక వెల్లడించింది.

ఇప్పుడు ఈ సాహసోదంతం ముగిసింది. వారికి లొంగుబాటు వినా గత్యంతరం లేదు. వారు ఓడతో పయనించలేరు.ఏవిధంగా నౌకను నడిపేదీ వారికి తెలియదు. అనికూడా శ్రీ బోటెల్‌హో పేర్కొన్నారు.

మీరాక్రక్ అనే పోర్చుగీసు నౌకలో ప్రయాణికులు యూరపుకువెడతారని అమెరికన్ ప్రయాణికులకు కలోనియల్ నేవిగేషను కంపెనీ తన ఖర్చుపై విమానాలలో అమెరికాకు పంపగలదని కెప్టెన్ మెయా నావికులు శాంటామేరియాను స్వల్ప మరమ్మత్తులకు పిదపపోర్చుగలుకు కొనిపోబడగలదనీ, కూడా సీనార్ బోటెల్‌హో అన్నారు.

ఓడలో ఒక ప్రయాణీకుడు మరణాసన్న స్థితిలో వుండటంవల్ల ఆతనినెలాగైనా బతికించాలనే కోరికతో మేము మా లక్ష్యాన్ని త్యాగం చేశాము. అని కెప్టెన్ గాల్వావో అన్నారు.

గాల్వావోపైన చర్యతీసుకోవాలనిగాని ఆయనను పోర్చుగల్‌కు రప్పించాలనిగానీ, పోర్చుగీసు ప్రభుత్వం అభిప్రాయ పడటం లేదని ప్రయాణీకులను నావికులను విడుదల చేయించి, నౌకను దాని యజమానులకు అప్పగింప చేయటమే దాని అభిమతమని ఒక ప్రభుత్వప్రతినిధి అన్నారు.

'శాంటామేరియా' నౌకసంఘటనముగిసినట్లు తెలియగానే పోర్చుగల్‌లో ముఖ్యంగా ప్రభుత్వ వర్గాలలో సంతృప్తి కనిపించిందట.

కలకత్తాలో ప్రముఖ వ్యాపారస్తుని హత్య

కలకత్తా, ఫిబ్రవరి 4:—

కలకత్తాలోని ప్రముఖ వ్యాపారస్థులలో ఒకడైన శ్రీ భగవతీప్రసాద్ కనోరియా తీవ్రమైన కత్తిపోట్లకు గురియై నిన్న ఇక్కడ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన వయస్సు 28 సంవత్సరాలు.

సాయుధులైన కొందరు దుండగులు కిటికీ మువ్వలను పీకివేసి అతని పడకగదిలో ప్రవేశించినట్లు, కొంతధనం, నగలు పోయినట్లు పోలీసులు తెలియజేశారు. ఆయన ఇంటి కాపలాదారుడినీ, కారు డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్ కాంగ్రెస్ నాయకుని ఎన్నిక

ఈ నెల మూడవవారంలో జరుగవచ్చునట

పాట్నా, ఫిబ్రవరి 4:—

బీహారు కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ నాయకుని ఎన్నిక ఈనెల మూడవ వారంలో జరుగగలదని ఆశింపబడుతున్నది. ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీకృష్ణసిన్హా మృతి చెందడంవలన ఈ ఎన్నిక అవసరమయింది.

బీహారు కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ సభ్యత్వం సంఖ్య 279. బీహారురాష్ట్ర ఖాదీసంఘం అధ్యక్షుడు శ్రీ మహేష్‌ప్రసాద్ సిన్హా, బీహారు రివిన్యూ మంత్రి పండిట్ బినోదానంద్ సిన్హా, మాజీ రివిన్యూమంత్రి శ్రీ కృష్ణవల్లభ సహాయ్ ఈ నాయకపదవి కి పోటీచేస్తున్నారు.

రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఐకమత్యంతో కృషిచేయాలన్నదే బీహారు ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెసు వాదులకు తాము ఇచ్చే సందేశమని శ్రీ దీప్‌నారాయణసిన్హా నిన్న రాత్రి తెలియజేశారు.

కళా విషయాలకు విద్యా విధానంలో ప్రాధాన్యం

నాగపూర్ యూనివర్సిటీ స్నాతకసభలో డాక్టర్ శ్రీమాలి ఉద్బోధ

నాగపూర్, ఫిబ్రవరి 4:—

విద్యా విధానంలో చరిత్ర, సారస్వతాది కళా విషయాలకంటె శాస్త్ర సాంకేతిక విషయాలకు హెచ్చు ప్రాధాన్యం ఇవ్వడం సముచితం కాదని కేంద్ర విద్యామంత్రి శ్రీ కె. ఎల్. శ్రీమాలి నేడిక్కడ నాగపూర్ యూనివర్సిటీ స్నాతకోపన్యాసంలో పేర్కొన్నారు.

యూనివర్సిటీలలో, హైస్కూళ్లలో విద్యార్థులు సంస్కృత భాషలోని ఉత్తమ కావ్యాలను పఠించాలని కూడా ఆయన సలహా నిచ్చారు.

ప్రాచీన భారతీయ సాహిత్యంలోని ఉత్తమాదర్శాలను విద్యావంతులందరూ అవగతం చేసుకోవాలని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక విషయాలకు విద్యావిధానంలో ప్రత్యేకస్థానం ఇవ్వవలసిన అవసరం ఉన్నప్పటికీ, వాటికొరకు చరిత్ర, సారస్వతాది కళా విషయాలను అశ్రద్ధ చేయుడం తగదని ఆయన అన్నారు.

రామాయణ, మహా భారతాది పురాణ గ్రంథాలను విద్యార్థులు పఠించడం అత్యంత ఆవశ్యకమని కేంద్రమంత్రి అభిభాషించారు.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 4:—

తాతాస్టీల్ ఆర్డినరీ—	రు. 146.50
ఇండియన్ ఐరన్—	రు. 24.72
బంగారం	రు. 120.50
వెండి (పాల్కు)—	రు. 207.20
బంగారం (పాల్కు)	రు. 120.15
ప్రత్తి అరిల్లా (ఏప్రిల్)	564.75
వేరుసెనగ (ఫిబ్రవరి)	216.50
ఆముదాలు (మే)	170.00

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 4:—

వేరుశనగపప్పు 240.86కిలోగ్రాములు కాండి	
కోరమాండల్	76.00 నుండి 76.50
పేనట్సు	74.00 నుండి 75.00
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	444.00
తిరువత్తూరు ఆముదాలు	370.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్వీన్	
ఎం. ఎస్.	47.25
రాజా ఆరోస్	46.00
వేరుశనగకేకు	26.50

మద్రాసు బులియన్ మార్కెట్

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాములు	94.50
ఎస్.ఎం.బంగారంరెడీ 10 గ్రాములు	122.50
మూసాబంగారంరెడీ 10 గ్రాములు	120.25
బార్‌సిల్వర్ రెడీ (కె. జి.)	210.50
చిల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 4:—
74 కి. గ్రాములు

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—25
డి. బి. సన్నాలు ,,	25—50
3 మణుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి. గ్రా.

బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
నల్లపెసలు పీలాలు	47—00
మినుములు	52—50
మినుములు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్నర మణుగుల బస్తా	47—0



రిస్టువాచీలు, రేడియోలు, కుట్టు మిషనులు పైకిళ్ళు, గోడ గడియారములు వాయిదాపై ఇవ్వబడును.

ది రాయల్ ఇన్‌స్టాల్‌మెంటు కంపెనీ (రిజిష్టర్డు) వేల్పూరు (పోస్టు), ఆంధ్ర







రైతులకు, కంట్రాక్టు దారులకు ఒక శుభవార్త!



రుమేనియన్ UTOS-2 సూపర్ ట్రాక్టర్లు

1. Ready Stocks మా వద్ద లభించును. — ట్రాక్టరును కొనుగోలు చేయడానికి ఇప్పుడు పెద్ద కష్టపడవలసిన పనిలేద
2. మార్కెట్‌లో ఇంతకు ముందెప్పుడూ దొరకనటువంటి ఉత్తమ ట్రాక్టరు—అతి చౌకగా లభ్యం కాగలదు.
3. అన్ని పనులకు ఉపయోగపడే అత్యుత్తమ ట్రాక్టరు.
4. ప్రతి పనికి వినియోగించుకొనుటకు వీలుగా అధిక బరువులు లాగుటకు, వడిగా పోవుటకునూ, స్పెషలు గేర్లు కలిగి, రెండు స్పీడుల బెల్టు పుల్లీ, టిప్పింగు ట్రయిలరునకునూ, బుల్‌డోజింగు పనులకునూ గూడ ఉపయోగపడు గేరు పైపు హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు కలిగియున్నది.

ఆంధ్రప్రదేశ్, మద్రాసు స్టేట్సుకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:

ది విజయ ఎంటర్‌ప్రైసెస్

గాంధీనగర్ :: విజయవాడ-2.



మంచి ఎరువుకు

ఎక్స్‌ట్రాక్టు చేయబడిన

వేరుశనగ, మౌరా కేకులు

వాడండి.

వివరములకు:

PRAG OIL MILLS, ALIGARH (U.P.)

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808450

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార ఏజంట్లు గల ప్రదేశాలలో రూ. న.	పోస్టు ద్వారా రూ. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

ఆంధ్రప్రదేశ్ ముందడుగు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, ఫిబ్రవరి 5:— ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయోత్పత్తి ప్రశంసనీయంగా ఉన్నదనీ, ఆంధ్రప్రదేశ్ అడుగుజాడలలో నడిచినట్లయితే, ఇతర రాష్ట్రములు కూడా వ్యవసాయ రంగంలో ముందుకు పురోగమించగలవనీ, ప్రధాని నెహ్రూ నిన్నటిదినం ఇక్కడ అభిభాషించారు. నిజాం కళాశాల ఆవరణలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ, "వ్యవసాయ రంగముతో పాటు మిగతా అన్ని రంగాలలో పరిశోధనలు సాగించడానికి గాను భారతదేశం శాస్త్రవిజ్ఞానం అనే కొత్తదుస్తులు ధరించాలనీ, శ్రీ నెహ్రూ ఉద్బోధించారు.

సంపుటి: 26 సంచిక: 35 ★ విజయవాడ 6-2-1961 సోమవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

ఫిబ్రవరి 20 తరువాత లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ సమావేశం

బడ్జెట్ ప్రతిపాదన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ఏర్పాటు చేయగల అవకాశం

నెలలోపల నూతన కార్యవర్గం ఎన్నిక జరుగనున్నందున రిక్విజిషన్‌పై ఎలాంటి చర్య తీసికొనబోరని వార్త

(ఆంధ్రప్రభ విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 5—

ఫిబ్రవరి 20 వ తేదీన బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేయగలరని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ఒక నెలలోపల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనడానికి అంగీకరించినందున, 148 మంది శాసనసభ్యులు సంతకాలుచేసి సమర్పించిన రిక్విజిషన్ నోటీసుపై శ్రీ సంజీవయ్య ఎలాంటిచర్య తీసికొనబోరని కూడా తెలుస్తున్నది.

ఫిబ్రవరి 20 వ తేదీన ఉభయ శాసనసభలలోను బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. ఆ తరువాత జరిగే లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు గురించి చర్చిస్తారు.

రిక్విజిషన్ నోటీసును అందజేసిన 148 మంది శాసనసభ్యులు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించడానికి అనేక ఉప సంఘాలను ఏర్పాటు చేయడానికి నిశ్చయించారని తెలుస్తున్నది. కాని వీరు బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చను ప్రారంభించరట.

నూతన కార్యవర్గాన్ని నెలరోజులలోనే ఎన్నుకొనడానికి అంగీకరించబడినందున రిక్విజిషన్ నోటీసుపై చర్య తీసుకోవలసిన అవసరంకూడా లేదు. ఇంతేకాక తనపట్ల విశ్వాసాన్ని ప్రకటించవలసిందని లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీని శ్రీ సంజీవయ్య కోరవలసిన అవసరం కూడా లేకుండా పోయింది. అసలా సమస్య ఉదయించదుకూడా.

లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ సమావేశంలో ప్రసంగానంతరం ప్రధాని నెహ్రూ, ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి, పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగార్లను కలుసుకొని తన ప్రసంగంలో వెల్లడించిన అభిప్రాయాలనే తిరిగి స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

దీనితో ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, తో సహా ముగ్గురు సీనియర్‌మంత్రులు కలసి ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలను చక్కబరచుకోడానికి తీసికోవలసిన చర్యలు గురించి చర్చిస్తారని కూడా తెలుస్తున్నది.

స్త్రీ శాసన సభ్యురాండ్రు ప్రధాని నెహ్రూను కలుసుకొని 40 నిమిషాలపాటు చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలనలోని కొన్ని లోపాలను, అవకతవకలను శ్రీ నెహ్రూ దృష్టికి వీరు తీసికొని వచ్చారట. ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యతోసహా సీనియర్ మంత్రులు కలసి ఈ విషయమై ఆలోచించగలరని వీరికి ప్రధాని నెహ్రూ హామీయిచ్చారని తెలుస్తున్నది.

ప్రధాని నెహ్రూ నిర్మొగమాటంగా తన అభిప్రాయాలను కాంగ్రెసు నాయకులముందు వివరించడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మరింత విషమించకుండా అరికట్టబడింది. ప్రతిష్టంభన చాలవరకు మైదొలగిపోయింది. కాంగ్రెసు సభ్యులు అందరు తాము కలసి మెలసి వ్యవహరించగలమని శ్రీ నెహ్రూకు హామీ యివ్వడం పట్ల రాజకీయ వర్గాలవారు తమ హర్షాన్ని ప్రకటిస్తున్నారు. ప్రధాని నెహ్రూ వచ్చిన అనంతరం ఏర్పడిన పరిణామాలు కొంతవరకు వేచియుండి, పరిశీలించవలసి ఉంటుందని కాంగ్రెసు శాసనసభ్యులు భావిస్తున్నారు.

గాంధీ టోపీ: నెహ్రూ ఛలోక్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, ఫిబ్రవరి 5:— గాంధీటోపీనిగూర్చి ప్రధాని నెహ్రూ నిన్నటిదినం ఇక్కడ చలోక్తిగా యిలా అన్నారు.

"గాంధీటోపీ చాలామంచిది. తెల్లగా పరిశుభ్రంగా ఉంటుంది. చూడడానికి ముచ్చటగా వుంటుంది. దాన్ని ఉతుక్కోవడం బహు తేలిక. కొద్ది నిముషాలలో మురికిని పోగొట్టి మల్లెపూవులా తయారు చేసుకోవచ్చు. సుతారంగా మునివేళ్ళతో పట్టుకుని ముచ్చటగా శిరస్సున అలంకరించుకోవచ్చు. అయితే, ఒక్కటే ఒకచిక్కు. సూర్యకిరణాలను జయించటం దానికి సాధ్యంకానిపని. సూర్యాతపంనుంచి ఎంతమాత్రం అది రక్షించలేదు. అయితే నేం, భారత స్వాతంత్ర్య సమరానికి యిప్పటికీ అది చిహ్నంగా నిలిచిఉన్నది. బ్రిటిష్‌వాళ్ళు దాన్ని ద్వేషించారు. దాన్ని ధరించినవాళ్ళను అరెస్టుచేసి జైళ్ళలో బంధించారు."

జబ్బల్పూరు, ఫిబ్రవరి 4:— జబ్బల్పూర్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొల్పి ప్రజలలో రక్షణభావం కలిగించడానికై జబ్బల్పూర్ కలెక్టర్ రాజకీయ నాయకులతో, పుర ప్రముఖులతో ఒక శాంతికమిటీనేర్పరిచారు.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

"హరిజనులకు ఒకరి దయాధర్మం అవసరం లేదు"

—: x :—

మానవులుగా పరిగణించి అందరితోపాటు సమానావకాశాలు లభింపజేయాలని కేంద్ర రైల్వేమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్ ఉద్ఘాటన

హైదరాబాద్, ఫిబ్రవరి 5:—

"హరిజనులకు ఒకరి దయా ధర్మభిక్ష అవసరంలేదు. ప్రత్యేక సదుపాయాలు కల్పించినా, కల్పించకపోయినా వాటితో కూడా వారికి అంతగా నిమిత్తంలేదు. దేశంలోని ఇతరప్రజల వలెనే వారినికూడా మానవులుగా పరిగణించి, వారికి, వారిపిల్లలకు మిగతా అందరిమాదిరిగానే సమాన సదుపాయాలు కల్పిస్తే అంతేచాలు" అని కేంద్ర రైల్వేమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్ నేడు ఇక్కడ అఖిలభారత హరిజన, గిరిజన శాసనసభ్యుల మహాసభకు అధ్యక్షత వహిస్తూ ఉద్ఘాటించారు.

హరిజనులు, గిరిజనుల పిల్లలకు విద్యాభ్యాసం నిమిత్తం కోట్లకొలది రూపాయలు ఖర్చుపెట్టి స్కాలర్‌షిప్పులు సమకూర్చబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించ బడింది. కాని జనవరి నెల గడచి, ఫిబ్రవరి జరుగుతున్నా అట్టి స్కాలర్‌షిప్పులేవీ ఇంతవరకు అందలేదు. ఎప్పుడో జూలై నెలలో స్కూళ్ళు, కళాశాలలు తెరిచారు. కాని బీద హరిజన విద్యార్థికి ఇంతవరకు స్కాలర్‌షిప్ అందకపోతే అతడు చదువు సాగించడమెలాగ? అని ప్రశ్నించారు ఆయన.

శ్రీ జగ్‌జీవన్‌రామ్ తమ అధ్యక్ష ప్రసంగాన్ని కొనసాగిస్తూ, హరిజనులకు ప్రత్యేక సదుపాయాలన్నవేవీ అవసరం లేదని, స్వంతకాళ్ళమీద నిలబడి తమ భవితవ్యాన్ని తీర్చి దిద్దుకొనడానికి బదులు హరిజనుల కాళ్ళు విరచి వారిని అవి పరాధీనులుగా చేస్తున్నాయనీ ఆయన అన్నారు.

"వారు కోరేది రిజర్వేషన్లు కారు. సోదర ప్రజల్లో హృదయ పరివర్తన".

శ్రీ జగ్‌జీవన్‌రామ్ తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:

"హరిజనులు ప్రభుత్వోద్యోగులు కావాలని కోరుతున్నారంటే వాటిమీద ప్రత్యేక ఆపేక్షతో కాదు. సమాజంలో ఇతర ప్రజలమాదిరి తమకు కూడా ఒక స్థానం లభించగలదనే ఆశతో వాటిని కోరుతున్నారు వారు. బ్రతకడానికి ప్రభుత్వోద్యోగాలే అవసరం లేదు. పరిశ్రమలు ఉన్నాయి. కాని వాటిలో హరిజనులకు ప్రవేశం ఉండదు. పరిశ్రమ నెలకొల్పిన వ్యక్తి తన కులంవారికే అందులో ఉద్యోగాలు ఇస్తాడు.'

కాబట్టి ఈమహాసభలో పాల్గొంటున్న శాసన సభ్యులు పైవిషయాలన్నిటినీ పరిశీలించి, తమలో తాము ఆత్మ విమర్శనం చేసుకొని హరిజనుల పురోభివృద్ధికి ఎట్టి చర్యలు గైకొనడం సముచితమో నిర్ణయించాలని శ్రీ జగ్‌జీవన్‌రామ్ సలహా ఇచ్చారు. హరిజనులు, గిరిజనులు దేశంలోని ఇతర ప్రజలందరికీ సమానావకాశాలు లభింప జేస్తే వారు కోరేది

[మిగతా 6 వ పేజీలో]

ఢిల్లీకి శ్రీ నెహ్రూ తిరుగు ప్రయాణం

హైదరాబాద్, ఫిబ్రవరి 5:— ప్రధానమంత్రి నెహ్రూ యివాళ ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్ళారు. హైదరాబాదులో వీరు ఒక రోజంతా ఉన్నారు.

బేగంపేట విమానాశ్రయంనుంచి ఉదయం పది గంటల నలభై నిముషాలకు భారత డకోటా విమానములో ఢిల్లీకి బయలు దేరారు.

రాష్ట్ర గవర్నరు శ్రీ భీమసేనసచార్ ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సత్యంరాజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, శ్రీ పి. చంద్రారెడ్డి, శాసనమండలి అధ్యక్షుడు శ్రీ ఎం. హనుమంతరావు, శాసనసభాస్పీకరు శ్రీ ఎ. కాళేశ్వరరావు, చాలామంది శాసనసభ్యులు, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. పి. పాయ్ పోలీసు యినస్పెక్టరు జనరల్ శ్రీ నంబియార్ విమానాశ్రయానికి వచ్చారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, మంత్రివర్గసభ్యులను తదితర ప్రముఖులను ప్రధానమంత్రికి ఎరుక పరిచారు. వీరితో ప్రధానినెహ్రూ కొంచెంసేపు సంభాషించారు.

విమానాశ్రయానికి శ్రీ నెహ్రూకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తూ, ఉండగా, శ్రీ నెహ్రూ విమానంలో ప్రవేశిస్తూ ప్రత్యభివందన చేశారు

ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ మహిళా సభ్యులను రాజభవనంలో ఇవాళ ఉదయం అంతకుముందు శ్రీ నెహ్రూ సందర్శించారు.

జబ్బల్పూర్‌లో ప్రశాంత పరిస్థితి

జబ్బల్పూరు, ఫిబ్రవరి 5:— నిన్న ఇక్కడ కళాశాల విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు జరిపిన అత్యాచార కారణంగా, చెలరేగిన అల్లరులు తగ్గిపోయినవని, నగరంలో నేడు ప్రశాంత పరిస్థితి నెలకొన్నదని అధికార రీత్యా ప్రకటించ బడింది.

నిన్నటి కాల్పులలో ఒకవ్యక్తి, కత్తిపోటువల్ల ఇంకొకవ్యక్తి తుపాకి కాల్పులకు మరణించినట్లు తెలుస్తున్నది. ఇంతవరకు 64 మందిని పోలీసులు అరెస్టుచేశారు కర్ఫ్యూ ఉత్తరువులను ధిక్కరించడంవల్ల మరి 14 మంది అరెస్టు అయ్యారు. 51 గురు గాయపడ్డారు.



ఉప రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ శనివారంనాడు తాతా సోషల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ రజతోత్సవాలకు ప్రారంభోత్సవం చేసినప్పటి చిత్రం

స్వశక్తిపై ఆధారపడి కృషి చేస్తేనే అభ్యుదయం

అఖిలభారత షెడ్యూల్డ్ కులాల, జాతుల శాసనసభ్యుల సమావేశంలో నెహ్రూ ఉద్బోధ

—: x :—

కులమత వర్గాలు ప్రాతిపదికగా జరిగే సభలు వర్గరహిత సమాజస్థాపనకు తోడ్పడవని వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 4:— దేశంలో కులమత వర్గ వ్యత్యాసాలను నిర్మూలించవలసిన ఆవశ్యకత ఎంతైనా నాకలదని భారతప్రధాని శ్రీ నెహ్రూ నే డిచ్చట జరిగిన అఖిలభారత షెడ్యూల్డ్ కులాల, జాతుల శాసనసభ్యుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంలో ఉద్ఘాటించారు.

కులమత వర్గాలు ప్రాతిపదికగా జరిగే మహాసభలు ప్రజల మధ్యగల అడ్డుగోడలను పడగొట్టటంకంటె వాటిని మరింత విస్తృతం చెయ్యగలవని శ్రీ నెహ్రూ అన్నారు.

స్వశక్తిపై ఆధారపడి కృషిచెయ్యడం ద్వారానే మీరు అభివృద్ధి సాధించగలరు. మీ లక్ష్యమేదో నిర్ధరించుకొని పాటుపడడమే పురోభివృద్ధి సాధనకు మార్గం. ప్రభుత్వ సహాయంపై అదేపనిగా ఆధారపడడం అభివృద్ధికి దోహదకారి కానేరదు" అని శ్రీ నెహ్రూ హెచ్చరించారు కూడా.

సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్సులో జరిగిన సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నెహ్రూ ఈసమావేశానికి హాజరుకావటం తనకుసంతోషం కలిగించినప్పటికీ సమావేశం ప్రయోజనాన్ని గురించి తనకు భయ సందేహాలు లేకపోలేదన్నారు.

ఇటువంటి సమావేశాలు ముస్లిం శాసనసభ్యుల సమావేశం వంటి యితర సమావేశాలకు దారితీయవచ్చుననీ, వివిధ రాజకీయవైఖరులుకల షెడ్యూల్డు కులాల, జాతుల, శాసనసభ్యులంతా ఒక చోట సమావేశం కావడమనేది విచిత్రంగా కనుపిస్తున్నదని యిట్టి సమావేశానికి దేశం అంతటినుండి శాసనసభ్యులు హాజరు కావటం లోని ఆంతర్యం తనకు అవగతంకాలేదనీ, ప్రధాని అన్నారు.

ఈ కులాల, జాతుల, ప్రజల జీవన ప్రమాణాభివృద్ధి పట్ల అందరికీ శ్రద్ధాసక్తులు కలవనీ, అయితే, ఏ కుల మయినా, వర్గమయినా, యితరుల సహాయం చెయాలని భావించే పక్షాన అది తనకు తానై బలపరుచుకోలేదని ప్రధాని శ్రీ నెహ్రూ వక్కాణించారు.

మొత్తం ఇండియాలోని షెడ్యూల్డు కులాల, జాతుల శాసనసభ్యులు 250 మందికి పైగా సమావేశానికి హాజరైనారు. మధ్యప్రదేశ్, మద్రాసు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లనుండి వచ్చినవారు ఏడుగురు మంత్రులు ఈ సమావేశానికి హాజరైనారు. ప్రతినిధులలో నలుగురు డిప్యూటీ మంత్రులు నల్గురు పార్లమెంటు కార్యదర్శులు కూడా ఉన్నారు.

ప్రారంభంలో ఆహ్వాన సంఘాధ్యక్షులు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీమంత్రి అయిన శ్రీ బి. ఎస్. మూర్తి, ప్రధానికీ, తదితరులకు స్వాగత మిచ్చారు. కేంద్ర రైల్వేమంత్రి శ్రీ జగజీవన్‌రాం సమావేశానికి అధ్యక్షత వహించారు.

ప్రధాని శ్రీ నెహ్రూ తాను ప్రసంగించడానికి పూర్వం ఏ భాషలో తాను మాట్లాడాలో తెలియటం లేదన్నారు. ఇంగ్లీషు, హిందూస్థానీలలో మాత్రమే తాను మాట్లాడగల నన్నారు. తాను హిందూస్థానీలో ప్రసంగించాలని కోరేవారిని చేతులెత్తవలసినదిగా ఆయన కోరారు. అనేకమంది తమ చేతులు పైకి ఎత్తారు.

ఇంగ్లీషులో తాను ఉపన్యసించాలని అభిలషించేవారిని చేతులెత్తమనగా హిందూస్థానీలో ఉపన్యసించాలని కోరినవారికంటే తక్కువమంది చేతులెత్తారు.

తాము సాధించిన లక్ష్యమేదో దానిని సమావేశంలో పాల్గొన్న వారు సున్నస్పష్టంగా వివరించాలనీ, ప్రభుత్వాన్ని యిది చెయ్యమనీ, అది చెయ్యమనీ కోరడం కంటే తాము చెయ్యదలచిన దేదో సూచిస్తూ, తీర్మానాలు ఆమోదించటం యుక్తంకాగందని శ్రీ నెహ్రూ పేర్కొన్నారు.

స్వప్రయోజన పరులను ప్రోత్సహించరాదని హరిజనుని తానుహరిజనుడననే ఎప్పుడూభావించు కునేటట్లు చెయ్యటం ఏమంత మంచిపనికాదనీ, శ్రీ నెహ్రూ అన్నారు.

తాము సాధించదలచినదేదో వారు తమకు తామే

[మిగతా 3 వ పేజీలో]

రష్యన్ ఉపగ్రహంలో మానవుడు వున్నాడా?

—బ్రిటిష్ పత్రికల ఊహాగానం

లండన్, ఫిబ్రవరి 5:— సోవియెట్‌రష్యా నిన్న రోదసీకుహరంలోనికి ప్రయోగించిన కొత్త కృత్రిమ ఉపగ్రహంలో మానవుని వుంచిందా, లేదా అనే విషయంపై నేడిక్కడ అనేక బ్రిటిష్ వార్తాపత్రికలు ఊహాగానాలు చేశాయి.

ఇది ఇలావుండగా, తాము ఒక మానవుని కంఠస్వరాన్ని రికార్డు చేశామనీ, అది విన్న రష్యా ప్రయోగించిన స్పూట్నిక్‌నుంచి వెలువడినట్టిదని తాము విశ్వసిస్తున్నామనీ విన్న రాత్రి ఇద్దరు ఇటాలియన్ రేడియో అమెచ్యూర్ ఇంజనీర్లు టూరిన్‌నుంచి ప్రకటించారు.

కొత్త రష్యన్ ఉపగ్రహం ఆరున్నర టన్నుల బరువుగలదైనందున దానిలో ఇద్దరు మనుష్యులు వుండడానికి చోటు సరిపోగలదని "అబ్జర్వర్" పత్రిక పేర్కొన్నది.

అయితే, టాస్ వార్తాసంస్థ ప్రకటనగాని, మాస్కో రేడియో ప్రకటనగాని ఈ ఉపగ్రహంలో మనుష్యుడు వున్న సంగతిని ధ్రువపరచేవిగా లేవు.

"ఏమైనా, ఈ ఉపగ్రహం మనుష్యుని అంతరిక్షంలోనికి పంపే ఉద్దేశంతోనే రూపొందించబడిందనడానికేమీ సందేహంలేదు. అయితే, ఆ మనుష్యుడు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చేవరకు ఈ విషయాన్ని రష్యా బయటపెట్టకపోవచ్చు" అని ఈ పత్రిక వివరించింది.

ఈ ఉపగ్రహ పరిశీలన నిమిత్తం పసిఫిక్ సముద్రంలో నాలుగు రష్యన్ నౌకలు, కొద్ది రోజులుగా వేచి ఉన్నాయని 'అబ్జర్వర్' పత్రిక పేర్కొన్నది.

బహుశా మనుష్యునితోసహా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఉండవచ్చుని, తిరిగి సురక్షితంగా భూమికి తీసికొనివచ్చేవరకు రష్యన్ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని వెల్లడించకపోవచ్చని 'రెనాల్డ్స్ న్యూస్' వ్యాఖ్యానించింది.

పశ్చిమ జర్మనీలోని బోచుమ్ అబ్జర్వేటర్‌లోని శాస్త్రజ్ఞులు ఉపగ్రహంనుండి ఒక రష్యన్ భాషలో మాట్లాడుతున్న గొంతుకను విన్నారని ఈ పత్రిక ప్రకటించింది.

ఆరున్నర టన్నుల బరువున్న ఈ రష్యన్ ఉపగ్రహం పదిరోజులపాటు మాత్రమే భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండగలదని ప్రఖ్యాత డచ్ శాస్త్రజ్ఞుడు జాగర్ నేడు ప్రకటించారు.

మానవుని రోదసీ యాత్ర సఫలం కావడానికి జరిగే కృషిలో ఈ ఉపగ్రహ ప్రయోగం మరొక మెట్టును సాధించిందని ప్రసిద్ధ సోవియట్ శాస్త్రవేత్త బ్లాంకోవ్ నేడన్నారు.

వాతావరణం పై పొరలుగురించిన సమాచారాన్ని ఉపగ్రహంలోని పరికరాలు అందజేయగలవని మరొక రష్యన్ శాస్త్రవేత్త పెడిక్సీ ప్రకటించారు.

కొత్తరష్యన్ ఉపగ్రహం వివరాలు

భూమికి పైన 327.6 కిలోమీటర్ల ఎత్తున ఈ ఉపగ్రహం ప్రదక్షణం చేస్తున్నది. ఈ ఉపగ్రహం ఒక్కొక్క ప్రదక్షిణంచేసి రావడానికి దాదాపు గంటన్నర కాలం పడుతుంది. ఈ ఉపగ్రహం ఈ ప్రదక్షణం చేసే ప్రాంతం భూమధ్య రేఖకు 64 డిగ్రీల కోణంలో ఉన్నది. ఈ ఉపగ్రహాన్ని తయారు చేయటంలో శాస్త్రజ్ఞులు ఉద్దేశించిన లక్ష్యాలన్నీ సఫలీకృత మయినవని కూడా టాస్ వార్తాసంస్థ వివరించింది.

రాకెట్ల విషయంలో సోవియట్ యూనియన్ అమెరికా కంటే ముందంజ వేసిందన్న విషయాన్ని అమెరికా రాకెట్ ప్రవీణులు కూడా అంగీకరిస్తారు. కాని రాకెట్ల కంట్రోలు విషయంలోను, రాకెట్లలో ఏర్పాటు చేయబడిన పరికరాల విషయంలోను అమెరికా సాధించిన నైపుణ్యాన్ని సోవియట్ యూనియన్ ఇంకా సాధించలేదని వీరి అభిప్రాయం.

గత కొద్ది రోజులలోను అమెరికా మూడు ఉపగ్రహ ప్రయోగాలను విజయవంతంగా జరిపిన పిదప సోవియెట్ యూనియన్ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

ఇండియాకు 21 లక్షల డాలర్లు

ఫోర్డ్‌సంస్థచే సహాయం

న్యూయార్కు, ఫిబ్రవరి 5:— ఫోర్డ్ సంస్థ 1961 వ సంవత్సరంలో, బడుగుదేశాల అభివృద్ధికి 5 మిలియన్ల డాలర్ల సహాయం చేయడానికి నిర్ణయించుకొన్నది. దీనిలో భారతదేశానికి 211000 డాలర్లు కేటాయించింది.

ప్రధాని నెహ్రూ ఆశాభావం

హైదరాబాద్, ఫిబ్రవరి 4:— ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్‌లో ఈనాడు ఉన్న ఉద్రిక్త పరిస్థితి తాత్కాలిక మైనది మాత్రమేననీ ఈపరిస్థితి త్వరలోనే తొలగిపోగలదని తాను ఆశిస్తున్నానని ప్రధాని నెహ్రూ నేడిక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తూ అన్నారు.

కొన్ని రోజులనుంచీ వార్తా పత్రికలలో ఈ పరిస్థితిని గురించి వార్తలు చదువుతున్నాననీ, ఇప్పుడు తాను ఈవిషయంపై మాట్లాడ దలచలేదనీ ప్రధాని అన్నారు.

ప్రధాని ఇంకా ఇలా అన్నారు:

"ఆంధ్ర కాంగ్రెస్‌లో వృద్ధులూ, అనుభవజ్ఞులు అయిన పెద్దలు అనేకమంది ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంధ్రుడే. ఇది మీ రాష్ట్రానికి గొప్ప గౌరవం. ఇక మీ రాష్ట్రంవారు ఎందరు గవర్నర్లైనారో చెప్పనలవికాదు"—అని ప్రధాని అన్నప్పుడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలచే మిగులు భూమి సర్వే

—: x :—

త్వరితగతిని జరపాలని శ్రీమన్నారాయణ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5:— దేశమంతటా మిగులుభూమి ఎంతవరకు ఉన్నదో తెలుసుకోడానికి రాష్ట్రప్రభుత్వాలు వెంటనే సర్వేచేయించి, ఆ వివరాలను జిల్లా పరిషత్తులు, పంచాయితీసమితులకు అందజేయాలని ప్లానింగ్ కమిషన్ సభ్యుడు శ్రీమన్నారాయణ్ విజ్ఞప్తి చేశారు.

భూమిలేనివారికి మిగులుభూమిని పంచిపెట్టడానికి, నివేశస్థలాలకు వసతి కల్పించడానికి వీలుగా సర్వేజరిపినతరువాత వివరాలను జిల్లాపరిషత్తులు, పంచాయతీ సమితులకు అందజేయాలని ఆయన సూచించారు.

గ్రామీణ, గృహపరిశ్రమల స్థాపనకు ఈ మిగులుభూమిని పంచిపెట్టాలని కూడా ఆయన మరొకసూచన చేశారు.

ఢిల్లీ దగ్గర నాజఫ్‌గఢ్‌లో ఏర్పాటుచేసిన ఢిల్లీ ప్రదేశ్ సర్వోదయ సమావేశంలో ప్రసంగిస్తూ, గ్రామీణ జనాభాలో మూడవవంతు వరకు ఉన్న భూమిలేని కూలీల ఆర్థిక, సాంఘిక పరిస్థితులను బాగుపరచనిదే, సోషలిస్టు సమూనా సమాజాన్ని దేశంలో నిర్మించడం వూహించరాని విషయమన్నారు.

వ్యవసాయ కార్మికులకు పునరావాస సౌకర్యాలను కల్పించడానికి రాష్ట్రప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు జరపడం అవసరమని ప్లానింగ్ కమిషన్, కేంద్రప్రభుత్వం భావిస్తున్నవని శ్రీ మన్నారాయన్ అన్నారు. వ్యవసాయ కూలీలకు అదనంగా ఆదాయం చేకూరడానికి గ్రామీణ, గృహపరిశ్రమల స్థాపనకు, ఇళ్ళస్థలాలకు భూములను కేటాయించాలని సూచించారు. దీనితోపాటు భూముల పంపిణీ జరగాలన్నారు.

తలనొప్పా?
ఒళ్ళు నొప్పులా?

ఒంట్లో బాగుండ లేదా?



'ఆస్ప్రో'వాడి పూర్తి స్వస్థతను పొందండి

మీకు 'ఆస్ప్రో' మాత్రమే కావలెను —

ఎందుకంటే, 'ఆస్ప్రో' రెండు మాత్రలలో పూర్తి పరిమాణములో చాల శక్తివంతముగా సురక్షితముగా జ్వరమును తగ్గించుటలో ప్రపంచమందంతటా గుర్తించబడిన ఔషధములు కలవు.

కొన్ని వందల సంవత్సరముల నుండి పేరొంది, నమ్మికగల యీ శుద్ధమైన ఆధునిక ఔషధము మీకు 'ఆస్ప్రో'లో లభించును.

'ఆస్ప్రో'ను నమ్ముటకు నిదర్శనము

ప్రపంచమందంతటా లక్షలాది బాధపడే ప్రజలకు తప్పకుండా, సురక్షితముగా విముక్తి కలిగించుటకు ప్రతి రోజు లక్షలకొలది 'ఆస్ప్రో'లో గల యీ చురుకైన ఔషధమును వాడుచున్నారు.

నికొలాస్‌వారి తయారు



'ఆస్ప్రో' సేవించండి
మరల నిజముగా స్వస్థత పొందండి

భారతదేశములో ఏకైక డిస్ట్రిబ్యూటర్లు: ప్యారీ & కంపెనీ లిమిటెడ్

సంగ్రహ ప్రకటనలు

కంటిపరీక్ష యంత్రము

కంటిచూపు దోషము పరీక్షచేయు యంత్రం వల్ల, మీ కండ్లు చూపు చాలా బాగుగా పరీక్షచేసి శుద్ధమైన, కంటి అద్దములను అమర్చబడును.

ఆంగ్లో అమెరికన్ ఆప్టికల్ కంపెని, 68, కమర్షియల్ వీధి, బెంగుళూరు—1.

కావలెను

ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సన్‌డే స్టాండర్డు, ఆంధ్రప్రభవారపత్రికలు, స్క్రీన్ ఇతరత్ర ప్రచురణలు తన స్వంత బాధ్యతమీద జంషెడ్‌పూరులో విక్రయించుటకు సెల్లింగ్ ఏజెంటు కావలెను.

సర్క్యులేషన్ మేనేజరు
ఆంధ్రప్రభ, విజయవాడ—1.

కావలెను

పేరొందిన మా జంపకానాలకు దుప్పట్లకు ఆర్డర్లు సేకరించే నిమిత్తం కమీషన్ మీద ఏజంట్లు కావలెను. గోల్డెన్ కార్పెట్ వర్క్సు, భవాని, వయా ఈరోడు, ద. ఇం.

ప్రకటన

కొల్లూరు గ్రామ పంచాయతీ

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొల్లూరు గ్రామ పంచాయితీ ఆఫీసువద్ద ది.20—2—61 తేది పొయంత్రము 3గంటలకు, 1961—62 సం.నకు మార్కెట్టు ఫీజు వసూలు చేసుకొనే హక్కు, బస్సుస్టాండింగు ఫీజు వసూలు చేసుకొనే హక్కు మరియు పశువధశాల ఫీజు వసూలు చేసుకొనే హక్కు బహిరంగముగా పాటపాడబడునని తెలియజేయడమైనది. అవసరమయిన భోగట్టా ఆఫీసువనివేళయు కాలమందు అడిగి తెలుసుకొనేది.

కొల్లూరు, కార్యనిర్వాహణాధికారి
2—2—61 గ్రామపంచాయితీఆఫీసు,కొల్లూరు.

టెండరు నోటీసు

అనకాపల్లి మునిసిపాలిటి

అనకాపల్లి మునిసిపాలిటీకి 7 గజములతో 40 నంబరు చేనేత పక్కారంగు చీరలు సప్లయి చేయుటనికిగాను టెండర్లు కమీషనరుచేగాని, ఆయన ప్రతినిధిచేగాని అనకాపల్లి మునిసిపాలిటీలో, టెండరు నోటీసు షరతులకులోబడి 15—2—61 సా 4 గం. వరకు తీసుకొన బడును. టెండరు ఫారములు దరఖాస్తుమీద పొందవచ్చును.

180 చీరలు కావలెను. టెండరుకు రు100 ధరావతు సొమ్ము డిపాజిటు చేయ వలెను.

ఎస్. రామమూర్తి కమీషనరు.

నోటిఫికేషన్

ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు.

దిగువ తెలిపిన రాబోవు పరీక్షలు ఆయా కేంద్రములలో జరుగును. ఈ పరీక్షలకు దరఖాస్తులు పెట్టిన అభ్యర్థులు తాము సెలక్టు చేసుకున్న కేంద్రములకువెళ్ళి, సదరు కేంద్రం చీఫ్ సూపరింటెండెంటు నుండి, పరీక్షలకు మూడు రోజులు ముందుగా హాలు టిక్కెట్లు తీసుకొన వలెను.

మెట్రిక్యులేషన్,
ఇంటర్మీడియేట్ పరీక్షలు 13—3—61
బి. ఏ. బి. ఎస్.సి.
బి. కాం. డిగ్రీ పరీక్షలు (ఎస్. ఆర్) 20—3—61
బి. ఏ., బి. ఎస్‌సి, బి. కాం. డిగ్రీ పరీక్షలు (ఓ. ఆర్) ఓరియంటల్ టైటిల్సు పరీక్ష, (హిందీ) భాష ప్రవీణ కోర్సుకు ప్రవేశ పరీక్ష, సంగీతంలో డిప్లమో పరీక్ష 27—3—61.
ప్రీయూనివర్సిటీ పరీక్ష, ఓరియంటల్ టైటిల్సుపరీక్ష ఫైనల్—3—4—61.
ప్రాచ్య విజ్ఞానములో ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్టు—8—4—61
ప్రీ ప్రొఫెషనల్ పరీక్షలు 1—5—61
(అను మతిని)
వి. సింహాద్రిరావు, ఇన్‌చార్జి రిజిస్ట్రారు
యూనివర్సిటీ ఆఫీసు, వాల్తేరు.

గౌరవ పట్టాలకు కేంద్ర విద్యామంత్రి వ్యతిరేకత

ఢిల్లీ, ఫిబ్రవరి 5:—

నాగపూర్ యూనివర్సిటీ స్నాతకోత్సవ సందర్భంలో కేంద్రవిద్యామంత్రి డాక్టర్ కె. ఎల్. శ్రీమాలికి 'డాక్టర్ ఆఫ్ లా' గౌరవ పట్టాన్ని బహూకరించడానికి యూనివర్సిటీ అధికారులు నిర్ణయించుకొనగా కేంద్ర విద్యామంత్రి అందుకు నిరాకరణ తెలియజేసినట్లు నేడు ఇక్కడ తెలియ వచ్చినది.

యూనివర్సిటీఅధికారులు చేసిన ప్రతిపాదనకు కృతజ్ఞత తెలియజేస్తూ మంత్రిపదవిలో ఉండగా ఇటువంటి గౌరవ పట్టాలను స్వీకరించడం తనకి ఇష్టం లేదని డాక్టర్ శ్రీమాలి వారికి తెలియజేశారట.

తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిన్నటిదినం పంపిన వర్తమానానికి సమాధానంగా డాక్టర్ శ్రీమాలి నేడు పైవిధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తున్నది.

శ్రీ శార్వరినామ సంవత్సర

మాఘ బహుళ పంచమి

1961 ఫిబ్రవరి 6, సోమవారం

పంచమి ఉ.10—8 వరకు హస్త ఉ. 7—29
వర్జ్యం సా. 5—31 నుండి 7—12 వరకు

చేనేత పరిశ్రమ: రిబేటు విధానంలోని మంచి చెడ్డలు

చేనేత పరిశ్రమకు మిల్లుబట్టల పోటీ ప్రధానమైన సమస్య. ఈ సమస్యనుంచే చేనేతకుసంబంధించిన అనేకఉపసమస్యలు పుట్టుకువస్తున్నాయి. ఈ పరిశ్రమకు శాశ్వత రక్షణ ఏర్పడినప్పుడు ఈఉపసమస్యలన్నీ వాటంతటవే పరిష్కారమైపోతాయి. శాశ్వతరక్షణ ఏర్పడేలోగా చేనేత పరిశ్రమ పూర్తిగా శిథిలమైపోకుండా నిలిచివుండడానికి తగు మార్గాలను అన్వేషించటమే ఈ ఉపసమస్యల పరిష్కారం ద్వారా కలిగే ప్రయోజనం. ఇలాటివాటిలో రిబేటుకూడా ఒకటి. చేనేత వస్త్రాలను వినియోగదారులకు చౌకగా అందించి, వాటికి వారి అభిమానాన్ని సముకూర్చటం, మార్కెట్టులో మిల్లుబట్టల పోటీకి చేనేత వస్త్రాలు నిలబడేటట్టు చూడటం, చేనేత వారి మజూరీలు పడిపోకుండా కాపాడటం, చేనేత వస్త్రాలు మరింతగా విడుదలచేయడంద్వారా చేనేత పారిశ్రామికులకు మరింతపని కలిగించడం ఈ రిబేటు ఆశయములోని ముఖ్యాంశాలుగా వున్నవి.

అసలు రిబేటుభావం ఎలా వుద్భవించిందో తెలుసుకుందాం. కంపోజిట్ మిల్లులు ఒక విభాగంలో తయారైన నూలును మరో విభాగంలో బట్టగా తయారుచేస్తున్నవి. అనేనూలు చేనేత పారిశ్రామికులకు అందేసరికి, మిల్లులో నూలును లిక్కిలుగా చుట్టుట, కట్టలు, బేళ్లుగా కట్టుటకు అగు చార్జీలు, రవాణా ఖర్చులు, పన్నులు, మధ్యవర్తుల లాభాలు మున్నగు కారణాలచేత మూటికి యిరవై అయిదు వంతుల ధర పెరుగుతున్నది. మిల్లు బట్టల పోటీలో ప్రధానమైన కీలకం యిక్కడే వున్నది. ఈధరల వ్యత్యాసాన్ని నివారిస్తేనేతప్ప చేనేత పరిశ్రమ మిల్లుబట్టలపోటీని యెదుర్కొనలేదు. కాబట్టి కంపోజిట్‌మిల్లులుపయోగించే నూలుపై, ఈ తేడామేరకు ఎక్సైజ్ డ్యూటీ విధించి, ఆనిధితో చేనేత పారిశ్రామికులకు ధరలు తగ్గించి నూలు సరఫరా చేయుడంద్వారాకాని, లేక చేనేత పారిశ్రామికులు అదనంగా భరించవలసిన మూటికి యిరవై యైదువంతులు) ధరనుముదరాయివ్వడం ద్వారాకాని ఈ తేడాను నివారించవలసినదిగా దాదాపు 20 సం.ల నుంచి చేనేతవారు ఆందోళనచేస్తున్నారు. ఆలిండియా హేండ్‌లూంబోర్డు ఈ కోర్కెను మరోకవిధంగా తీర్చటానికి నిర్ణయించింది. చేనేతవస్త్రాల అమ్మకంపై ముదరా యివ్వటానికి నిర్ణయించింది. దీనినే రిబేటు అన్నారు. ఈ నిర్ణయం 1952 సం.లో జరిగింది. అప్పుడు మద్రాసురాష్ట్రం అవిభక్తంగా వుంది. శ్రీమాన్ రాజగోపాలాచారిగారు ముఖ్యమంత్రిగా వున్నారు. చేనేతవస్త్రాల అమ్మకంపై రిబేటు యిచ్చే పద్ధతికి సమ్మతించలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా చేనేత పారిశ్రామికులుపయోగించే నూలుపై రిబేటు యివ్వాలని ఆంధ్ర చేనేత కాంగ్రెస్ సూచించింది. ఈ సూచనలను అప్పటి మద్రాసు ప్రభుత్వం యిండియా ప్రభుత్వానికి పంపించింది. వస్త్రవిక్రయంపై రిబేటు ఇచ్చే విధానం పలువిధాల దుర్వినియోగానికి దారితీస్తుందనీ, రిబేటులో ఎక్కువ భాగం చేనేత పారిశ్రామికునికి అందకపోవచ్చుననీ, నేసిన నూలుపై రిబేటు యిచ్చినట్లయితే యీ లోపాలకు అవకాశంలేకపోవటమేకాక రిబేటు సహాయం సరాసరి పారిశ్రామికునిచేతికి అందుతుందని ఆనాడు చేనేతవారు వాదించారు. ఐతే, అఖిలభారత చేనేతబోర్డు యీవాదాన్ని అంగీకరించక ప్రతివాదాన్ని లేవదీసింది. అనాటి చేనేత పరిశ్రమపరిస్థితులుకూడా అందుకు తోడ్పడ్డవి. చేనేతవస్త్రాలు విడుదలకాక దేశమంతటా కుప్పతిప్పలుగా పడివున్నవి. చేనేత పారిశ్రామికులు అన్నమో రామచంద్రా! అని అల్లాడుతున్న రోజులవి. వాటి ఆకలిమంటలనుండి ఆంధ్రదేశంలో సత్యాగ్రహం ప్రజ్వలించింది. ఈ భయంకర పరిస్థితిని ఆధారంగా తీసుకొని, అప్పటి చేనేత వస్త్రాల నిల్వలను విడుదలచేయటానికే రిబేటు వుద్దేశించబడిందని అఖిలభారత చేనేతబోర్డు వాదించింది. సెస్సు ప్రణాళికలలో ఓంప్రథమంగా రూపొందిన పథకం రిబేటు. రిబేటు పథకంనుంచే సెస్సు ప్రణాళికలు క్రమంగా రూపొందినవనికూడా చెప్పవచ్చు.

ఇలా యీవిషయం వాదోపవాదాల్లో నలుగుతూవున్న సందర్భంలోనే మద్రాసురాష్ట్రం విభజన, ఆంధ్రరాష్ట్రం యేర్పడటం జరిగింది. ఆ తరువాత మద్రాసురాష్ట్రం రిబేటుపథకాన్ని అంగీకరించింది. ఏదో ఒకరూపంలో ప్రభుత్వం యివ్వనున్న సహాయాన్ని నిరాకరించటంకంటే, వినియోగించుకొని వీలైనంత మేలుపొందటం ఉచితమనే భావమే యీమార్పుకు మూలం. ఈ అభిప్రాయమే అప్పటి మన ఆంధ్రప్రభుత్వానికి కూడా కలిగింది.

1953వ సం.లో ఆంధ్రపరిశ్రమలమంత్రి శ్రీ యస్.బి.పి. పట్టాభిరామారావు గారు కర్నూలులో ఒక సమావేశం యేర్పాటుచేశారు. ఈ సమావేశములో ఆంధ్ర చేనేత సహకారసంఘ ప్రతినిధిగా అప్పటి అధ్యక్షులు శ్రీ దామెర్ల రమాకాంతరావుగారు, సహకారసంఘాల రిజిస్ట్రారు, శ్రీ ప్రగడకోటయ్య ప్రభృతులు పాల్గొన్నారు. రిబేటుపథకాన్ని పరిశీలనచేసి అమలుపరచి చూడవలసిందని, ఆంధ్రరాష్ట్రానికి రిబేటు పథకంక్రింద కేటాయించబడిన ధనం నిష్ప్రయోజనంకాకుండా చూడవలసిందని శ్రీ పట్టాభిరామారావుగారు విజ్ఞప్తిచేశారు. చేనేత పారిశ్రామికులుపయోగించే నూలుపై రిబేటు యివ్వటమే సక్రమమైన పద్ధతని, వస్త్రాల అమ్మకంపై యిచ్చే రిబేటు అనేక అక్రమ మార్గాలకూ, దుర్వినియోగానికీ దారితీస్తుందని చేనేత ప్రతినిధులు ఆసమావేశంలో గట్టిగా వాదించారు. చేనేతవస్త్రాల నిల్వలను తాత్కాలికంగా విడుదల చేయుటమే రిబేటుయొక్క ఆశయంగా చెప్పబడడంచేత మంత్రిగారి విజ్ఞప్తిని పురస్కరించుకొని రిబేటు పద్ధతిని ఒక పరిశీలనచర్యగా చేనేత నాయకులంగీకరించారు. అంతటితో రిబేటు

రచన: శ్రీ ప్రగడ కోటయ్య

పథకం ఆంధ్రరాష్ట్రంలో అమలులోనికివచ్చింది. ఐతే అప్పుడు విపరీతంగావున్న చేనేత వస్త్రాల నిల్వలు తగ్గిపోయిన అనంతరం ఈపథకం ఆగిపోవలసివుంది. కానీ, ఈ పథకాన్ని దుర్వినియోగం చేసి దానివలన లాభించేవారు చేసిన ఆందోళన ఫలితంగా సెస్సుప్రణాళికలలో రిబేటుపథకం శాశ్వతభాగమైంది.

రిబేటుపథకం తొలుదొల్త చేనేతసహకార సంఘాలకే పరిమితంచేయబడింది. రిబేటు మేరకు, చేనేత సహకారసంఘాలు వుత్పత్తి చేసిన వస్త్రాలు తగ్గింపు ధరలకు అమ్మబడుతూండడంచేత ఈపరిస్థితి సహకార సంఘాలకు వెలుపలనున్న చేనేత పారిశ్రామికులకు నష్టదాయకంగా పరిణమించింది. చేనేత సహకార సంఘాలు రిబేటు తగ్గింపుతో అమ్ముతున్న బట్టలతో సమానంగా చేనేత సహకార సంఘాల వెలుపల నున్నవారు నేసినబట్టలు అమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పోటీలో సహకారసంఘాల వెలుపలనున్న చేనేత పారిశ్రామికులు రిబేటుమేరకు తమ మజూరీని కోల్పోవలసిన దుర్గతి యేర్పడింది. ఆత్మహత్యాప్రాయమైన యీపరిస్థితిని నివారించడంకోసం, చేనేత సహకార సంఘాల వెలుపలవున్న చేనేత పారిశ్రామికులు నేసిన బట్టపైకూడా రిబేటివ్వడానికి భారతప్రభుత్వం1954లో నిర్ణయంచేసింది. 1955 నుండి యీ విధానం అమలులోకి వచ్చింది. సహకారసంఘాల వెలుపల సాగుతున్న చేనేత వస్త్రోత్పత్తి వ్యక్తుల పరంగా జరుగుతూ వుండటంచేత, రిబేటు దుర్వినియోగానికి ఎక్కువ అవకాశాలేర్పడ్డాయి. కొన్ని చోట్ల కేవలం పుస్తకాలలో జమాఖర్చులు చూడటం ద్వారానే రిబేటు పొందడం కూడా జరిగింది. ఈ విషాదపరిస్థితులను గమనించిన పిమ్మట భారత ప్రభుత్వం మరుసటి సంవత్సరంలోనే అంటే 1956లోనే సహకార సంఘాల వెలుపల తయారయ్యే చేనేత వస్త్రాలపై రిబేటివ్వడం మానివేసింది. అయితే, చేనేత సహకార సంఘాలలో మాత్రం యీలోపం జరగదని ప్రభుత్వం ఆశించింది. రిబేటు పద్ధతిలో సహజంగావున్న బలహీనతను ఆధారంగా తీసుకొని సంఘాలలోకూడా కొందరు అవినీతికి దారితీస్తూనేవున్నారు. ఈలోపాలు అధికారులకు తెలియువటానికి వీలులేదు. అయితే, వీటిని అరికట్టటానికి కావలసిన యంత్రాంగం వీరి చేతుల్లో లేదు. ఈపరిస్థితుల్లో రిబేటు వున్నంత కాలం అవినీతికూడా తోడుతోడుగా వుండేటట్లే తోస్తున్నది.

రిబేటుద్వారా కలిగే ప్రయోజనాన్ని పరిశీలించినపుడు రిబేటుపథకం ఎంత నిష్ప్రయోజనమైనదో తేలిపోతుంది. రిబేటు వల్ల చేనేత వస్త్రాల ధరలు తగ్గుతున్నమాట వాస్తవమే. కాని రిబేటువల్ల ఫలితం పొందేది వినియోగదారే కాని, పారిశ్రామికుడు కాడు. రిబేటు శాశ్వతంగా వుంటుందన్న హామీలేదు. అది ఆగిపోయినప్పుడు చేనేత వస్త్రాల విడుదల వెంటనే స్తంభించిపోతుంది. ఇన్నాళ్ళూ రిబేటుతగ్గింపుకు అలవాటుపడ్డ వినియోగదారుడు తగ్గింపులేకుండా చేనేత వస్త్రాలు కొనటానికి యిష్టపడడు. ఇన్నాళ్ళూ తన కివ్వబడుతున్న సౌకర్యము రద్దుచేయబడినట్లు భావించి విరక్తి పొందుతాడు. కొండ నాలుకకు వైద్యంచేస్తే ఉన్న నాలుక కూడా పోయినదన్న సామెతకు చేనేత పరిశ్రమ గురి అవుతుంది.

వినియోగదారుని అభిమానాన్ని యీవిధంగా కోల్పోవడంతో మరల చేనేత వస్త్రాలు దేశమంతటా భారీయెత్తున నిల్వ అయిపోయి కథ మొదటికి వస్తుంది. ఒక్కొక్కప్పుడు ఒకానొక ప్రక్రియను మనము ప్రారంభించి దానినుంచి తప్పుకోలేని పరిస్థితిలో పడతాం. రిబేటు వ్యవహారం కూడా అలాగే తయారైంది. అదినుండీ చేనేత కాంగ్రెస్ ఈరిబేటు పద్ధతికి వ్యతిరేకంగానే వుంది. దీనివల్ల కలుగుతున్న దుష్పరిణామాలను చేనేత కాంగ్రెసు అనేక పర్యాయములు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు యీసత్యాన్ని గుర్తించినట్లుగానే తోస్తున్నది. అందువలననే కాబోలు రిబేటును వీలైనంత త్వరలో రద్దు చేయాలనే భావం యిటీవల కనుపించింది. రేటును కూడా క్రమక్రమంగా తగ్గిస్తున్నారు. కాని, అలవాటు చేసిన రిబేటును తగ్గించటంవల్ల, చేనేత వస్త్రాల అమ్మకంపై దాని ప్రభావం కన్పిస్తున్నది. ఈవిధంగా రిబేటుఅనేది ఒక విషవలయంగా తయారైంది. రిబేటు పథకాన్ని అమలుపరిచేనాడే ఈ పరిణామాలు వస్తాయనే దూరదృష్టితో చేనేత కాంగ్రెసు చేసిన వాదనను గుర్తించి వున్నట్లయితే ఇప్పు డింతగా ఆలోచించవలసినపని వుండేది కాదు.

ఏది ఎలావున్నా, రిబేటు శాశ్వతంగా వుండబోదు. ఉన్నందువల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదు. తాత్కాలిక ఉపశాంతి శాశ్వత చికిత్స కాజాలదు. అయితే, చేనేత పరిశ్రమకు దెబ్బ తగలని విధంగా రిబేటును ఉపసంహరించడం ప్రస్తుత కర్తవ్యం. రిబేటును వుపసంహరిస్తే, అందుకు కేటాయించబడుతూ వున్న డబ్బు ఏ మార్గాన వుపయోగించా లనేది మరొక ప్రశ్న. రిబేటు పథకాన్ని ఉపసంహరించడం, ఆ ధనాన్ని చేనేత పరిశ్రమకు శాశ్వత ప్రయోజనకరంగా వినియోగించడం — ఈరెండు అంశాలు ఏకముఖంగానే ఆలోచించవలసి వుంటుంది. ఇప్పటికి రిబేటుక్రింద ఆంధ్ర ప్రాంతాన దాదాపు 75 లక్షల రూపాయలు వ్యయమైనవి. చేనేత సహకార సంఘాలకు ప్రత్యేకంగా ఒక పెట్టుబడి సంస్థను నెలకొల్పి, ఆ సంస్థలో ఈ నిధిని ప్రభుత్వపు వాటాధనంగా నిక్షేపించవలసిందిగా చేనేతవారు కోరివున్నారు. ప్రభుత్వం అలా చేసివున్నట్లయితే, అది ప్రభుత్వధనంక్రింద ఆ సంస్థలో వుండిపోయేది. మున్ముందు వచ్చే కేటాయింపులుకూడా యీ మొత్తానికి జతచేసుకోవచ్చు. దాదాపు 25 లక్షల రూపాయలు ప్రాథమిక చేనేత సహకార సంఘాలలో రిజర్వు నిధు లున్నవి. ఈమొత్తం, ఆమొత్తం కలిస్తే కోటిరూపాయ లవుతుంది. ప్రభుత్వంవాటి మీద అంతకు పదిరెట్లు రిజర్వు బ్యాంకునుండి ఋణసౌకర్యం లభించివుండేది. 10 కోట్ల రూపాయలు ఆర్థికసౌకర్యం చేకూరివుండేది. ఈ 10 కోట్ల రూపాయలద్వారా ఆంధ్రప్రాంతంలోని చేనేత సహకార సంఘాలలోవున్న 1 లక్ష 70 వేల మగ్గాలకు పూర్తిగా పెట్టుబడి సౌకర్యం ఏర్పడేది.

సంవత్సరం పొడవునా పూర్తిగా పని కల్పించాలంటే మగ్గం ఒకటికి 500 రూపాయల పెట్టుబడి వుండాలని ప్రభుత్వమే అంగీకరించింది. ఈ అంచనాప్రకారం లక్ష 70 వేల మగ్గాలకు 9 కోట్లరూపాయలు పెట్టుబడి అవసరం. ఆంధ్ర చేనేత సహకార సంఘానికి 5 కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. ఈ విధంగా ప్రస్తుత చేనేత సహకారరంగానికి మొత్తం 14 కోట్ల రూపాయలపెట్టుబడి అవసరము. ఇంతవరకు రిబేటుపై చేసిన వ్యయాన్ని చేనేత పెట్టుబడిసంస్థలో నిక్షేపించి వున్నట్లయితే ప్రస్తుతం పొందుతున్న ఆర్థికవసతికి పదింతలుగా చేనేతసహకారసంఘాలకు పెట్టుబడి సదుపాయం కూరివుండేది. చేనేత సహకారసంఘాల పెట్టుబడి సమస్యకూడా తృప్తికరంగా పరిష్కారమైవుండేది. కాని దురదృష్టవశాత్తు అలా జరగలేదు. 1959లో మదరాసులో జరిగిన దక్షిణ భారత చేనేత సమావేశంలో రిబేటు విషయము చర్చించబడినది. చాలా రాష్ట్రాల ప్రతినిధులు రిబేటుకు వినియోగించబడుతున్న ధనాన్ని చేనేత అభివృద్ధి ప్రణాళికలకు వుపయోగించాలని అభిప్రాయం వెలిబుచ్చారు. ఆంధ్రప్రభుత్వంవారు ఏర్పాటుచేసిన ''చేనేత పరిశ్రమ వర్కింగు గ్రూపు'' కూడా ప్రభుత్వానికి ఈ సిఫారసుచేసినది. ఆంధ్రప్రభుత్వంకూడా యిందుకు సుముఖంగానే వుంది. ఈ సమస్య యింకా కేంద్ర ప్రభుత్వ పర్యాలోచనలో వున్నది. ప్రభుత్వం వెంటనే రిబేటుధనాన్ని చేనేత శాశ్వతరక్షణకు ఉపకరించే యితరవిధానాలని వినియోగిస్తే ఎంతో మేలు చేకూరుతుంది.

ఈ సందర్భములో ఈ క్రింది సూచనలు రిబేటుధన వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గంగాను, చేనేతపరిశ్రమ సంక్షేమసాధకంగాను—ఉభయవిధాల ఉపకరించగలవని భావిస్తున్నాను.

1. ప్రాథమిక సంఘాలకు తగిన ఆర్థిక వసతి కలిగించటంకోసం ఒక ఆర్థికవ్యవస్థను నిర్మాణముచేసి అందులో ఏటేటా 10 లక్షల రూపాయల చొప్పున రిబేటు కేటాయించి ప్రభుత్వంవాటాధనం తీసుకోవాలి.



పడుగును సరిచేయుట

2. స్టేటు కో ఆపరేటివ్ బ్యాంకు, జిల్లా కోఆపరేటివ్‌బ్యాంకు, విస్తృతసహకారసంఘాలు, మార్కెటింగ్ సహకార సంఘాలు మొదలైన వాటిలో ప్రభుత్వం ఏవిధంగా వాటాలు తీసుకొంటున్నదో అదేవిధంగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలలో ప్రస్తుతం వున్న వాటాధనం మేరకు ప్రభుత్వం వాటాలుతీసుకోవాలి.

3. చేనేత సహకారసంఘాల ఆర్థికపరిస్థితిని చక్కబరచుటకై వాటికిచ్చే మనిధికి సమానమైన మొత్తమును ప్రభుత్వం విరాళంగా యివ్వాలి.

3 (ఎ) సహకార సంఘాల సభ్యులనుంచి పనులుచేయు పొదుపు డిపాజిటులకు సమానమైనమొత్తమును ప్రభుత్వంవిరాళంగా యివ్వాలి.

3 (బి) కొత్తగా నిర్మాణమైన సంఘాలకునూ, నాలుపాసు పరిస్థితులవల్ల నష్టాలతో పనిచేసే సంఘాలకునూ సిబ్బంది ఖర్చులను ముదరా యివ్వాలి.

4. నూలురవాణాపైన అయ్యే ఖర్చులు, తదనుబంధవ్యయం ముదరా యివ్వాలి.

5. వ్యవసాయోత్పత్తిదారుల సహకార సంఘాలు నిర్మించుకొనే గోదాములకు అయ్యే ఖర్చులో 50 శాతము గ్రాంటుగాను, 50శాతం అప్పుగాను ప్రభుత్వం యిస్తున్నది. ఇదే పద్ధతి ననుసరించి ప్రాథమిక చేనేత సహకారసంఘాలు నూలు, బట్టలు మొదలైనవి నిల్వచేసుకోటానికి గోదాములు కట్టుకొనే సందర్భములో, ప్రదర్శనశాలలు నిర్మించే సందర్భంలో ఋణసౌకర్యం, గ్రాంటుసౌకర్యం కల్పించాలి.

6. చేనేత సహకార సంఘాలకు విపరీతమైన నష్టం వాటిల్లిన సందర్భాలలో ఆ నష్టాన్ని భరించాలి.

7. రాష్ట్రంలో విశేషంగా విడుదల కాగల నిర్ణీతమైన రకాల చేనేతవస్త్రాల ధరలను నిర్ణయంచేసి, అవి ఆధరలకు అమ్ముడుపోని సందర్భంలో వాటిధరల తరుగును ముదరాయివ్వాలి.

ఈసూచనలు రిబేటుకేటాయింపులను సద్వినియోగపరచటానికి, చేనేతపరిశ్రమకు ఎక్కువగా తోడ్పడటానికి ఉపకరిస్తాయి కనుక ప్రభుత్వం వీటిని సానుభూతితో పరిశీలించి తగిన చర్య తీసుకోగలదని ఆశిస్తున్నాను.



చిలపరూపంలోవున్న నూలును డబ్బాలపై చుట్టుట

దానికంటె ఎక్కువ నూలును మిల్లులు చేనేతకుసప్లయి చేయుట, బట్టకు గిరాకీ వున్నపుడు తామే బట్టవుత్పత్తికి నూలును పూర్తిగా వినియోగించుకొని చేనేతవారిని నూలు కరువుపాలు చేయుట, సర్వసాధారణంగా జరుగుతున్న విషయాలు. మొదటి, రెండవ ప్రపంచయుద్ధాలు యీ సత్యాన్ని ఋజువుచేస్తున్నవి.

మిల్లులు 1896—97—1899—1900 సంవత్సరాల మధ్య సంవత్సరానికి ఇంచుమించు 85 మిలియను పౌనుల నూలును వుపయోగించగా, చేనేత పరిశ్రమ 220 మిలియను పౌనుల నూలునువుపయోగించినది. ఈకాలములో చేనేతవారు మిల్లులకంటె మూడురెట్లు నూలును అధికంగా వుపయోగించారు. 1900—1901 సంవత్సరం నుంచి మిల్లులు క్రమక్రమంగా నూలువాడకాన్ని పెంచుకొన్నవి.

ఆయా సంవత్సరాలలో మిల్లుల, చేనేత పరిశ్రమ వాడిన నూలు వివరాలు దిగువన ఇవ్వబడినవి.

మిల్లులు వాడిన నూలు:

సంవత్సరము	నూలుమొత్తము
1900—01	88 మిలియను పౌనులు
1914—15	246 "
1918—19	310 "
1919—20	341 "

చేనేతకు సప్లయి అయిన నూలు:

సంవత్సరము	నూలుమొత్తము
1906—07	275 మిలియనుపౌనులు
1916—17	149 "
1919—20	126 "

మిల్లులు అవలంబించిన వ్యతిరేక విధాన ఫలితంగా 1906—07 లోనున్న 110 కోట్ల గజాల చేనేతబట్ట వుత్పత్తి 1919—20లో 50 కోట్ల గజాలకు పడిపోయినది. 1906—07లో 70 కోట్ల గజాలు మాత్రం

చేతి ఆసుపై పడుగును పోయుట

జస్టిస్ కౌసలేంద్రరావు

:x:

నాగపూర్ ఆంధ్ర సంఘ స్వర్ణోత్సవాలలో కేంద్ర మంత్రి డాక్టర్ గోపాలరెడ్డి జోహార్లు

నాగపూర్: ఫిబ్రవరి, 4—

నాగపూర్ ఆంధ్రసంఘ స్వర్ణోత్సవం, జస్టిస్ కౌసలేంద్రరావు నూతన భవన ప్రారంభోత్సవం ఇటీవల ఇక్కడ జరిగాయి. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి కౌసలేంద్రరావుగారి ప్రతిభావిశేషాలను కొనియాడారు.

ఈ నూతన భవనం ప్రముఖ న్యాయమూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, కీర్తిశేషులు రావినేని కౌసలేంద్రరావుగారి స్మారకార్థం నిర్మింపబడి, "కౌసలేంద్రరావు స్మారక భవనం" అని నామకరణం చేయబడింది. నూతన భవన ప్రారంభోత్సవం కేంద్ర ఆదాయ, పౌర వ్యయాలశాఖ మంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారిచే జరుపబడినది. కీర్తిశేషులు కౌసలేంద్రరావుగారి కీర్తిని ప్రతిభా సంపత్తిని అత్యంతంగా కొనియాడారు. కౌసలేంద్రరావు వంటి మహనీయుల ప్రతిభా విశేషాలు చిరస్థాయి కావించటం కోసం, సముచిత స్మారక చిహ్నాలు ఏర్పాటుచేయుటం తమ విధ్యుక్త ధర్మ మన్నారు. కౌసలేంద్రరావుగారు ఆంధ్రుడు అయినప్పటికీ, అన్య ప్రాంతాలలో అత్యంత కీర్తి నొంది, చిన్న వయస్సులోనే హైకోర్టున్యాయమూర్తిగా నియమింపబడి, పేరు ప్రఖ్యాతులను ఆర్జించినారు. ఫైనాన్సు కమీషనులోనూ, రీవా సంస్థాన పరిపాలనా సంస్కరణ సంఘంలోనూ, సభ్యులుగా పని చేశారు. కౌసలేంద్రరావుగారు తమ 46 వ ఏటనే మన మధ్యనుండి పోవటం అత్యంత విచారకరమయిన దన్నారు.

ఆంధ్రులు, మహారాష్ట్రులమధ్య ఎప్పుడూ, అవినాభావ సంబంధ మున్నదన్నారు. ఇద్దరకూ సంవత్సరాది ఒకేనాడు.ఆంధ్రులకు దక్షిణదేశీయు లందరికన్నా, మహారాష్ట్రులతో సాంస్కృతికంగా సన్నిహిత మెక్కువన్నారు. ఆంధ్ర మహారాష్ట్ర భావ సమైక్యతకు రావుగారు మార్గదర్శకు లయ్యారని శ్లాఘిస్తూ, భవిష్యత్తులో భావ సమైక్యతకు సత్సంప్రదాయాలు నెలకొల్పబడగలవని ఆశిస్తున్నా మన్నారు.

క్రొత్తగా నిర్మించబడిన భవనం కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా విస్తృత సాంస్కృతికకార్యకలాపాలకు నెలవు కావాలని ఆశిస్తూ తాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అమితోత్సాహం వెలిబుచ్చారు.

డాక్టరు గోపాలరెడ్డిగారి ఉపన్యాసానంతరం కౌసలేంద్రరావు స్మారకసంఘం అధ్యక్షులన, మాజీ హైకోర్టు న్యాయమూర్తి, శ్రీ డబ్ల్యు. ఆర్. పురానిక్‌గారు నాగపూరు చిత్రకళాశాల ప్రిన్సిపాలు శ్రీ అఘోరీ తయారుచేసిన కౌసలేంద్రరావుగారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ చిత్రపటాన్ని శ్రీమతి సరోజినీ కౌసలేంద్రరావుగారు విరాళంగా యిచ్చారు.

ఆంధ్రసంఘఅధ్యక్షులు శ్రీ ఎన్.వి.నాయుడుగారు అతిథులకు స్వాగతం తెలిపారు. నాగపూరు ఆంధ్రసంఘ చరిత్రను రావు స్మారకసంఘ కార్యకలాపాలను వివరించారు.

శ్రీమతి రతికొల్వాల్ వందన సమర్పణ చేశారు.

సందేశాలు పంపినవారిలో ప్రముఖులు డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణ, శ్రీ వి. వి. గిరి, శ్రీ పంజాబురావు దేశముఖ్, శ్రీ కె. సి. రెడ్డి, శ్రీ పి. వి. రాజమన్నారు, శ్రీ మునికన్నయ్య, శ్రీ తాంబే, శ్రీ కొత్వాల్, శ్రీ పట్టాభిరామారావు, శ్రీ బ్రహ్మానందరెడ్డి, శ్రీ సంజీవరావునాయుడు, శ్రీ బి. ఎస్. మూర్తి, శ్రీ సి. ఎం. త్రివేది, శ్రీ కన్నంవార్ కలవారు కలరు.

సభానంతరం "నాదస్వరరాజ" తిరువెంగడసుబ్రహ్మణ్యబృందం వారిచే సంగీత కచ్చేరి జరుపబడినది. తరువాత ఆంధ్రసంఘ సభ్యులచే శ్రీ హిత శ్రీ రచించిన విముక్తుడుఅనేసాంఘికవికాంకిక ప్రదర్శింపబడినది. నాటకానంతరం అతిథులకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయబడింది. శ్రీ గోపాలరెడ్డిగారు పాల్గొన్నారు. రెండవరోజు విజయవాడ రేడియో ఆర్టిస్టు కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారిచే సంగీత గానకచేరి జరుపబడెను.

ఆంధ్రసంఘ కార్యదర్శి శ్రీ మొదలి సీతారామయ్యగారి వందనసమర్పణతో స్వర్ణోత్సవాలు పూర్తిఅయ్యాయి.

ప్రభుత్వకళాశాల 'ఎన్.సి.సి.డే'

విజయవాడ, ఫిబ్రవరి 5:—

స్థానిక ప్రభుత్వ కళాశాల ఎన్. సి. సి. దినోత్సవం నిన్న సాయంత్రం ప్రిన్సిపాలు శ్రీ నర్సారావూరావు అధ్యక్షతన జరిగింది. విద్యార్థి సైనిక దళంవారు జరిపిన సైనిక విన్యాసాలను ఆయన తిలకించారు.

అల్పాహారవిందు తర్వాత విచిత్ర వేషధారణ, ఆరమ్సుడ్రిల్లు ప్రదర్శనలు జరిగినవి.

శ్రీమతి కమలా రామారావు బహుమతులు పంచారు.

ఈఉత్సవానికి నగరంలోని పలువురు ప్రముఖులు విచ్చేశారు.

ఈ సందర్భంలో ఒక విశేష సంచికను ప్రకటించారు.

విద్యార్థి సైనిక దళాధికారి శ్రీ వి. వి. జి. కె. భాస్కరరావు ఇతర ఆఫీసర్లు స్వాగతం చెప్పారు.

ఏలూరు పట్టణ, తాలూకా ప్రైవేటు వర్కర్ల సంఘం ఇటీవల సర్వసభ్య సమావేశం జరిపిరి. శ్రీ మండారాములు అధ్యక్షత వహించిరి.

ఈ క్రింది నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షులు: శ్రీ ఎ. ఎన్. ఎస్. నరసింగరావు, ఉపాధ్యక్షులు: శ్రీ సయ్యద్ లాల్, కార్యదర్శి: కుంటం సాల్మన్, కోశాధికారి: శ్రీ సలాది లక్ష్మారావు, సంయుక్త కార్యదర్శి: శ్రీ చెన్నకేశవుల వెంకటేశ్వరరావు

విజయవాడలో కాంగ్రెసు వజ్రోత్సవాలు

పలుప్రాంతాలలో సభలు

విజయవాడ, ఫిబ్రవరి 3:—

విజయవాడ పట్టణ కాంగ్రెసు కమిటీ ఆధ్వర్యాన గవర్నరుపేట అజంతా హొటల్ మేడపైన కాంగ్రెసు వజ్రోత్సవ సందర్భంలో జనవరి 31న సాయంత్రం అయిదుగంటలకు సభ జరిగింది. పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ మరుపిళ్ళ చిట్టి ప్రసంగిస్తూ, కాంగ్రెసు ప్రజలు వున్నంతకాలము వుంటుందనీ ప్రజాభిప్రాయ ప్రకటనే కాంగ్రెసు విధాన ప్రకటన యనీ అన్నారు. ఆయన కాంగ్రెసు నడిపిన వివిధ ఉద్యమాలను వివరించారు. పంచవర్ష ప్రణాళికలను విజయవంతం చేయవలసిందిగా ప్రజలను ఉద్బోధించారు.

అనంతరం శ్రీ శిరిపురపు కోటేశ్వరరావు ప్రసంగిస్తూ, వివిధ స్వాతంత్ర్య ఉద్యమాలను హేతువాదదృష్ట్యా విపులీకరించి సోషలిస్టు సమాజ నిర్మాణానికి ప్రణాళికాబద్ధమైన అభ్యుదయం రాచబాటయని ఉద్ఘాటించారు.

అయిదవ మండల కాంగ్రెసు యువజన కాంగ్రెసులు ఈ ఉత్సవాన్ని వించిపేటలో జరిపినవి.

శారదా సంగీత నాట్యమండలి వారు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. శ్రీ పోతిన గురునాథం అధ్యక్షత వహించారు. శ్రీ శిరిపురపు కోటేశ్వరరావు ప్రసంగిస్తూ 75 సంవత్సరాల మన కాంగ్రెసుచరిత్ర మన జాతి చరిత్ర అన్నారు.

శ్రీ మరుపిళ్ళ చిట్టి ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సముపార్జనకు మహాత్మా గాంధి అనుసరించిన విధానాలను వివరించారు. విజయవాడ హోల్ సేల్ క్లాత్ మార్కెట్‌లో శ్రీ గంధి లక్ష్మణస్వామి ఆధ్వర్యమున ఫిబ్రవరి 1న బహిరంగసభ జరిగింది. శ్రీ మరుపిళ్ళ చిట్టి, శ్రీ పచ్చిపులుసు వెంకట సుబ్బారావు, శ్రీ చెన్నుపాటి రామకోటయ్య శిరిపురపు కోటేశ్వరరావు గార్లు ప్రసంగించారు.

కొత్తపేటలో ఆంజనేయ స్వామి గుడివద్ద 2వ మండల కాంగ్రెసు ఆధ్వర్యాన శ్రీ చొక్కర బుచ్చయ్య భవనంవద్ద జరిగిన కాంగ్రెస్ ప్రబోధ కార్యక్రమంలో శ్రీ మరుపిళ్ళ చిట్టి, శ్రీ శిరిపురపు కోటేశ్వరరావు గార్లు ప్రసంగిస్తూ వచ్చే జనరల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెసు విజయానికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

బొబ్బిలి కళాశాల

పురప్రముఖుల తీర్మానం

బొబ్బిలి, ఫిబ్రవరి 3 :—

ఇక్కడ ఎస్. ఎం. పి. స్కూలులో ప్రధానోపాధ్యాయుడు శ్రీ డి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన ప్రముఖులసమావేశంలో బొబ్బిలి రాజాగారి షష్టిపూర్తి వైభవంగా జరుపుటకు నిశ్చయించారు. 60 మంది సభ్యులతో శ్రీ చెలికాని అచ్యుతరావు అధ్యక్షతన ఒక సంఘం ఏర్పాటైంది. రాజాగారిపేరుతో ఒక కళాశాలను గాని పాలిటెక్నిక్‌ను గాని నెలకొల్పుటకు ఒక లక్షరూపాయలను సేకరించాలని తీర్మానించారు.

శ్రీయుతులు కె. సీతారామస్వామి,వి.రామస్వామి నాయుడు, ఎ. గంగయ్య ప్రభృతులు ప్రసంగించారు.

అష్టమ చేనేత వారోత్సవాలు

విజయవాడలో ప్రారంభం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, ఫిబ్రవరి —

అష్టమ అఖిల భారత చేనేత వారోత్సవాలు విజయవాడ ఆంధ్ర జింఖానాక్లబ్ గ్రౌండులో నేడు ఉదయం నుంచే ప్రారంభమైనాయి. శాసనమండలి సభ్యులు శ్రీ దామెర్ల రమాకాంతరావు నేడు ఉదయం పతాక ప్రతిష్ఠ చేశారు. తర్వాత పుర వీధులగుండా ఊరేగింపు జరిగింది. భారతదేశ ప్రధాన కుటీర పరిశ్రమ అయిన చేనేత పరిశ్రమను ప్రోత్సహించ వలసిందిగా కోరుతూ, నినాదాలతో ఊరేగింపు సాగింది. ఈ చేనేత వారోత్సవాలను ఆంధ్ర దేశ చేనేత సహకార సంఘంవారు నిర్వహిస్తున్నారు. నేటినుంచి ఫిబ్రవరి 12 వరకు చేనేత వస్త్రాల కొనుగోలుపై ఒక రూపాయకు 10 నయాపైసలు రిబేటు ఇస్తారు.

కొత్తరకం కాన్పూర్-1 విమానం

రక్షణమంత్రి శ్రీ మీనన్‌చే ఆకాశయాన ప్రదర్శనల తిలకింపు

కాన్పూరు, ఫిబ్రవరి4.—

అత్యంత అధునాతనమైన ఏర్పాట్లతో భారత వైమానిక దళం వారిచే నిర్మించబడినకాన్పూరు.1 విమానం ఆకాశయానప్రదర్శనను రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ నేటి ఉదయం ఇక్కడ తిలకించారు.

త్వరలోనే వ్యాపారరీత్యా ఈ రకం విమానాల ఉత్పత్తి ప్రారంభంకాగలదని ఆశించబడుతున్నది. వ్యవసాయ క్షేత్రాలలో విత్తనాలు, ఎరువులు, మందులు చల్లడానికి,విమానాలునడపడంలో శిక్షణ నివ్వడానికి ఈ విమానాలు ఉపయోగపడతాయి. దీనిని నడపడం సులభం. నిర్వహించడానికి డబ్బు ఖర్చు తక్కువ.

సదాశివపేట పంచాయతీసమితి

1961-62 బడ్జెట్ అంచనాలు

సదాశివపేట, ఫిబ్రవరి 3:—

1961—62 బడ్జెట్ అంచనాలను పరిశీలించడానికి సదాశివపేట పంచాయతీ సమితి శ్రీ జె. రామారెడ్డి అధ్యక్షతను ఇటీవల సమావేశమయింది.

1961—62 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆదాయం రు 4,90,706 లు, ఖర్చు రు 4,52,863 లు, మిగులు రు 37,843 లు.

వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, వ్యవసాయం, పశుపోషణకు రు 19,083 లు, కొత్త బావుల త్రవ్వకానికి, ఆయిల్ ఇంజన్ల కొనుగోలుకు, రైతులకు అప్పులు ఇవ్వడానికి రు 34,119 లు కేటాయించారు.

జాతీయ రహదారికి కలుపుతూ రోడ్లు వేయడానికి రు 20 వేలు కేటాయించారు.

విద్య, సాంఘిక విద్యాభివృద్ధికి రు 1,94,742 లు, యువజన, స్త్రీల, పిల్లల కార్యక్రమాలకు రు 12,550 లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రసూతి సౌకర్యం కలుగజేయడానికి రు 31227 లు కేటాయించారు.

సభలు - సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్సుపోర్టు కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్సు యూనియన్ సమావేశం ఫిబ్రవరి 11న విజయవాడలో జరుగుతుంది.

శాస్త్ర, సాంకేతికాభివృద్ధికి విదేశ ద్రవ్య మారకం

:x:

ప్రపంచ విజ్ఞానసమితి తోడ్పడగలదని డాక్టర్ ఆదిశేషయ్య ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:—

తృతీయ ప్రణాళికలో సాంకేతిక విద్య, శాస్త్రపరిశోధన కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఇండియాకు విదేశకరెన్సీ సహాయము ఏర్పాటుచేసే విషయంలో ప్రపంచ విజ్ఞానసమితి తోడ్పడగలదని విజ్ఞానసమితి అసిస్టెంట్ డైరెక్టర్‌జనరల్ డాక్టర్ మాల్కొమ్ ఆదిశేషయ్య నేడిక్కడ పత్రికావిలేఖరులకు తెలియజేశారు.

డాక్టర్ ఆదిశేషయ్య నేడిక్కడ పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఇంకా ఇలా అన్నారు:

"ఈ రెండు కార్యక్రమాల నిర్వహణలోను, ఇండియా ఆర్థికావసరములను గూర్చి నేను కేంద్రశాస్త్ర పరిశోధన సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి తోను, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉద్యోగులతోను చర్చించాను. ఇండియాలో సాంకేతిక విద్యాభివృద్ధికి కాగల రు. 157 కోట్ల ఖర్చులో రు. 18 కోట్లు, శాస్త్ర పరిశోధనా కార్యక్రమానికి అయ్యే రు. 55 కోట్ల ఖర్చులో రు. 8 కోట్లు విదేశాలు సహాయం చేయవలసిన అవసరం వున్నది. ఇండియా ప్రభుత్వం అభ్యర్థనను నేను సమితికి తెలుపదలచాను. సమితి ప్రత్యేక నిధి, అంతర్జాతీయ అభివృద్ధి సంఘం ప్రపంచ బ్యాంకుద్వారా ఈ సహాయం అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతాయి.

ఇండియాలో ప్రాథమిక విద్యాభివృద్ధి కార్యక్రమానికి కూడా సహాయం చేయడానికి ప్రపంచ విజ్ఞాన సమితిలోని అనేక సభ్యదేశాలు అంగీకరించాయి.

ప్రాథమిక పాఠశాలల పాఠ్య గ్రంథాలను అచ్చువేయడానికై ఒక ముద్రణా యంత్రాన్ని ఇవ్వడానికి పశ్చిమ జర్మనీ అంగీకరించింది. స్కాండినేవియా దేశాలు అచ్చు కాగితాన్ని సప్లయి చేయడానికి అంగీకరించాయి. విద్యార్థుల మధ్యాహ్న భోజనం ఏర్పాటు విషయంలో సాయపడడానికి ఆస్ట్రేలియా అంగీకరించింది."

లావోస్‌పై కెన్నెడీ వైఖరిలో మార్పు ఉండదట

ఐసెన్‌హోవర్ విధానాన్నే అనుసరించ నిశ్చయించుకొన్నట్లు వార్త

('ఆంధ్రప్రభ'కు ప్రత్యేకం) వాషింగ్‌టన్, ఫిబ్రవరి 4:— లావోస్‌లో కమ్యూనిస్టుల 'కుట్రలను' ఎదుర్కొనడానికి ఐసెన్‌హోవర్ ప్రభుత్వం అవలంబించిన "రాజీలేని వైఖరిని" ప్రెసిడెంట్ కెన్నెడీ అనుసరించడానికే నిశ్చయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

నానాటికి విషమిస్తున్న లావోస్ పరిస్థితిపై రెండువారాలుగా కెన్నెడీ ప్రభుత్వం తీవ్రంగా సమాలోచనలు సాగిస్తున్నది. కాని ఇంతవరకు ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తున్నది.

లావోస్‌ను రెండుభాగాలుగా విభజించాలని, లేదా పాథెట్‌లావోపార్టీకికూడా స్థానం కల్పించి మిశ్రమ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని కొన్ని పాశ్చాత్య దేశాలు, తటస్థదేశాల ప్రభుత్వాలు సూచించాయి. ఈ రెండు సూచనలను కూడా కెన్నెడీ ప్రభుత్వం తిరస్కరించింది.

ఈ విషయంలో ఐసెన్‌హోవర్ అవలంబించిన 'రాజనీతి వైఖరినే' ప్రెసిడెంట్ కెన్నెడీ అనుసరించడానికి నిశ్చయించారు. కాని ఈ సమస్యను పరిష్కరించడానికి సైనికజోక్యానికి పూనుకోవడం తగదని, ఇతర విధాల పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిదని కెన్నెడీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ఉద్దేశ్యంతోనే పాశ్చాత్య రాజ్యాలు, తటస్థదేశాలు చేసిన సూచనలను తిరస్కరించడం జరిగింది.

లావోస్ సమస్యా పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం జరిగినప్పటికీ కమ్యూనిస్టులకు అవకాశం యివ్వరాదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం, అవకాశం యిచ్చే ఎలాంటి ప్రతిపాదనను చేసినప్పటికీ కెన్నెడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించగలదట.

ఆరు సంవత్సరాలుగా లావోస్‌లో తిరుగుబాటు సాగిస్తున్న పాథెట్‌లావో దళాలు తమ కెలాంటి ప్రయోజనం లేకుండానే పోరాటాన్ని విరమించడం ఏ విధంగా సాధ్యంకాగలదో అమెరికన్ అధికారులు వివరించడంలేదు.

లావోస్‌పై సంప్రతింపులు జరిపేటప్పుడు మొత్తం ప్రపంచమంతటా అన్నిరంగాలలోను ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో రష్యాతో సంప్రతింపులు జరపవలసి ఉంటుందని దౌత్యవర్గాలవారు భావిస్తున్నారు.

శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రతిష్ఠను కాపాడాలి

ప్రధాని నెహ్రూ ఉద్బోధ

హైదరాబాద్, ఫిబ్రవరి 5:— ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో నిన్న ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తూ, శాసన సభ్యులు తమ అభిప్రాయ భేదాలకు తగవులకు స్వస్తిచెప్పి ఐకమత్యంతో కృషిచేయాలని ఉద్బోధించారు.

(శ్రీ నెహ్రూ ఉపన్యాసంలోని ముఖ్యభాగాలను నిన్ననే ఆంధ్రప్రభ ప్రచురించింది. తక్కిన భాగాలు ఈ క్రిందపొందుపరచబడుతున్నవి. —ఎడిటర్)

ప్రధాని తన ప్రసంగంలో ఇంకా ఇలాఅన్నారు: "కాంగ్రెస్ సంస్థలోను, పరిపాలనా నిర్వహణలోను ఈనాడు కనుపిస్తున్న ఈ పతనావస్థకు స్వస్తి చెప్పాలి.

ఏ కాంగ్రెస్ వాదికాని బహిరంగంగా వెళ్లి మరొక కాంగ్రెస్‌వాది మీద కత్తిగట్టరాదు. మరొక కాంగ్రెసువాదిని క్రిందికి లాగాలని యత్నించరాదు.

ప్రతి ఒక్క కాంగ్రెస్‌వాది ఈ విషయాన్ని గుర్తించాలి."

సంతకాల సేకరణ కార్యక్రమం

సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గూర్చి ప్రస్తావిస్తూ ప్రధాని ఇలా అన్నారు.

"సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గూర్చి నేను విన్నాను. ఈ విషయం నాకెంతో చికాకు కలుగజేసింది. ముఖ్యమంత్రికాని, ఇతర మంత్రులు కాని దోషరహితులని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. విమర్శించే మాటకు వస్తే నన్ను నేను కూడా విమర్శించుకుంటాను.

ఆత్మ విమర్శకునేను వ్యతిరేకినికాను. కాని మన మంతా కూడా ప్రజలముందు బాధ్యతతో ప్రవర్తించుకోవలసి ఉంటుంది.

కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ సమావేశాల్లో అన్ని సమస్యలను చర్చించడం అవసరమే. శాసన సభ్యులు తమ అనుభవాలను పరస్పరం చెప్పుకుని తాని కార్యక్రమం నిర్ణయించుకోగలిగాక పాత కాలంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ పనిచేయాలి.

పార్టీ కార్యవర్గం

ప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభపక్ష కార్యవర్గ నిర్మాణాన్ని గూర్చి అధ్యక్షుడు శ్రీ వల్లూరి రాజు గారితో చర్చించారు. కార్యవర్గాన్ని తిరిగి ఎన్నుకోవాలనే అభిప్రాయాన్ని ఆయన నాతో వెలిబుచ్చారు. కార్యవర్గాన్ని తిరిగి ఎన్నుకోవడం ఆయనకు సమ్మతమే. కార్యవర్గానికివరు సభ్యులుగాఎన్నిక కాగలరనేదిసమస్యకాదు. కార్యవర్గ ఎన్నికజరగడమే ముఖ్యసమస్య. నేటినుంచి ఒక నెల రోజులలోపుగా కార్యవర్గం ఎన్నికలు జరపడానికి ముఖ్యమంత్రి చర్యలుగైకొనాలి. ఈవిషయంలో ప్రదేశ్‌కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన సూచన సమంజసంగా ఉన్నది. కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడు పార్టీ సమావేశాన్ని ఏర్పాటుచేసే కార్యవర్గం ఎన్నిక జరుపుతారని నేను ఆశిస్తున్నాను.

ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితులే ఇక మీదటకూడా కొనసాగితే అది అందరికీ నష్టదాయకమే అవుతుందికాని ఎవరికీ లాభదాయకం కాదు."

ప్రధాని నెహ్రూ కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశంలో ప్రసంగిస్తూ తాను ప్రధానిగా వారితో ప్రసంగించడం లేదని, 50 సంవత్సరాలనుంచి కాంగ్రెస్ సంస్థతో సంబంధం గల కాంగ్రెస్ వాదిగా మాత్రమే వారితో ప్రసంగిస్తున్నానని అన్నారు.

ముఖ్యమంత్రి, తదితరులపై కాంగ్రెసు శాసన సభ్యులలో కొందరి ఆరోపణలను గూర్చి ప్రస్తావిస్తూ, ఆయన యిలా అన్నారు.

"ఈ ఆరోపణలు అంత తీవ్రమయిన వేమీ కాదు. అయినప్పటికీ వీటివల్ల సంస్థకు కొంత ప్రమాదం తీసుకురాగల వాతావరణం ఏర్పడిన మాట వాస్తవమే. ఈ పరిస్థితి అత్యంత శోచనీయమయినది. కాంగ్రెసు పరువుప్రతిష్ఠలకే భంగం కలిగించేది. ఈ విషయాలన్నింటినీ సాకల్యంగా చర్చించడానికి తగినంత కాలంకానీ, శక్తి కానీ, ప్రస్తుతం నాకు లేదు.

కాంగ్రెసువారుల పరస్పర రారోపణలు ఒకవేళ నిజమయినవే ఆయినప్పటికీ ఇవి కాంగ్రెసు సంస్థ ప్రతిష్ఠకే భంగం కలుగజేస్తాయి. ఒక సంవత్సరంలో జనరల్ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలను గురించి నే నేమీ ఆరాటపడటం లేదు. కాని ఈ వ్యత్యాసాలువల్ల, విభేదాలవల్ల ఒకవిధంయిన సమస్యత్వం ఏర్పడుతుంది. అప్పుడు సంస్థ పట్ల ప్రజల వైఖరి ఎట్టివిధంగా ఉండ గలదన్న విషయాన్ని మనం ఆలోచించవలసి వుండుంది.

ఎన్నికల ప్రచారంలో నే నెప్పుడూ పార్టీ ప్రణాళ్ళను గురించే చెబుతాను. అభ్యర్థుల పేర్లను ఎన్నడూ ప్రస్తావించను. వ్యక్తి కంటే సంస్థ అతీతమయినది. కాని ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితి యిందుకు పూర్తిగా భిన్నంగా కనుపిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతినోటా ప్రతి చిన్నవిషయంలోనూ, అభిప్రాయభేదాలు వినవస్తున్నాయి. ప్రజలదృష్టిలో ప్రతివారూ దోషులుగా అగుపిస్తున్నారు. వీరంతా కాంగ్రెసు వాదులు. మహత్తర మయిన కాంగ్రెసు సంస్థకు చెందిన వారు. కాంగ్రెసుసంస్థ ప్రతిష్ఠకు ఏవిధంగా భంగం కలిగించినా, అది నాకు ఎంతో బాధ కలుగజేస్తుంది.

ముఖ్యమంత్రికి అనుకూలంగా కాని, వ్యతిరేకంగా కాని, గ్రూపులు కట్టే ధోరణి గర్హనీయం. పరిపాలన నిర్వహణ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఈ ధోరణిని ప్రోత్సహించరాదు.

పబ్లిక్ గార్డెన్సు, జూబిలీ హాల్సులో సమావేశం ఏర్పాటు చేయబడింది.

పత్రికా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానీయ్య బడలేదు.

సమావేశానంతరం పత్రికా ప్రతినిధులు ప్రధానిని కలుసుకొనగా ఆయన తన సహచరులతో స్నేహపూర్వకమయిన యిష్టాగోష్ఠి జరిపానని ప్రధాని వారితో అన్నారు.

ప్రధానికి ఘన స్వాగతం

కాంగ్రెసు లెజిస్లేచరు పార్టీ సభ్యుల సమావేశంలో ప్రసంగించడానికి ప్రధాని నేడు పబ్లిక్ గార్డెన్సుకు వచ్చిన సందర్భంలోనూ, ఆయనకు పురజనులు బ్రహ్మాండమయిన స్వాగత మిచ్చారు. కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ కార్యదర్శులు శ్రీ రాజేశ్వరరావు, శ్రీ ప్రగడ కోటయ్యగార్లు ప్రధానికి స్వాగతం చెప్పారు. మైన ప్రవేశద్వారం దీపకుంభాలతో అలంకరించబడిన జూబిలీ హాలులో శ్రీ నెహ్రూ ప్రవేశించి, అక్కడ లైబ్రరీ చిత్రాలను కొంతసేపు పరిశీలించారు.

నైజాము, ఆయన ఇరువురు కుమారులుగల చిత్రాలు గల తెలవర్ణ చిత్రాన్ని గూర్చి ముఖ్యమంత్రి ప్రధానికి వివరించిచెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ నెహ్రూను పుష్పమాలాలంకృతుని కావించారు.

కాంగ్రెస్ అభ్యర్థులు అర్హతలు

ఈనెల 18 న జరుగనున్న కాంగ్రెస్ హైకమాండ్ చే చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5:— రానున్న సాధారణ ఎన్నికలలో నియమింపబడనున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఎట్టి అర్హతలు వుండవలెనో ఉప సంఘం కావించిన సూత్రాలను గురించి, ఈనెల 18 వ తేదీన సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించగలదని తెలియవస్తున్నది.

ఉపసంఘం కావించిన సిఫారసులను సాకల్యంగా పర్యాలోచించి, హైకమాండ్ వాటికి తుది రూపం యిస్తుంది. ఈసారి ఎన్నికల ప్రచారం ఎన్నికలకు ముందుగా చాల వ్యవధి వుండగా ప్రారంభమవుతుంది.

పదేళ్లనుంచి అధికారంలో వున్న కాంగ్రెస్ వాదులు పదవీ విరమణ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు కావించిన సూచన సమావేశంలో బహుశా చర్చకు వస్తుంది.

కాంగ్రెస్ ప్రెసిడెంటుతో మరి 5 గురు సభ్యులతో నూతన పార్లమెంటరీ బోర్డు నియామకం కూడా ఈ సమావేశంలో జరుగుతుంది.

క్రమశిక్షణ చర్యలను విధించే ఒక కమిటీ నలుగురు సభ్యులతో ఈ సమావేశం ఏర్పరుస్తుంది.

'భూమిని దానం చేయండి'

ఆచార్యవినోబా విజ్ఞప్తి

రాణిపత్ర, ఫిబ్రవరి 5:— ఆచార్య వినోభాబావే నిన్న యిచ్చట బహిరంగ సభలో ప్రసంగిస్తూ బీహార్‌లోని ప్రతి భూస్వామి తన భూములలో కొంతభాగాన్ని దానంగా యివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి శ్రీ జయప్రకాశ్‌నారాయణ్ అధ్యక్షత వహించారు.

క్వెట్టాలో ఎలిజబెత్ రాణి

క్వెట్టా(పాకిస్తాన్), ఫిబ్రవరి 5:— బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఆమెభర్త ఎడిన్‌బరో ప్రభువు నేటి మధ్యాహ్నం విమానంలో పెషావర్‌నుంచి ఇక్కడకు వచ్చినప్పుడు ఆకర్షణీయంగా రంగురంగుల దుస్తులను ధరించిన కొండజాతీయులు పేరాదిగావచ్చి వారికి ఘనంగా స్వాగతమిచ్చారు.

భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన కృషి

విదేశీయులదృష్టిని, ప్రశంసలను పొందుతున్నదని శ్రీ నెహ్రూ వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 5:— తృతీయ ప్రణాళికను చదివి ప్రజలు అందులో రూపొందించబడిన లక్ష్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని శ్రీ నెహ్రూ నిన్న ఇక్కడ నిజాం కాలేజీలో జరిగిన సభలో ఉపన్యసిస్తూ పదేపదే విజ్ఞప్తిచేశారు.

ప్రధాని నెహ్రూ బహిరంగసభ ప్రసంగాన్ని అందినంతవరకు నిన్ననే ప్రచురించాము. ఆ ప్రసంగంలోని మిగిలిన భాగాలు ఈ క్రింద పొందుపరచబడుతున్నవి. —ఎడిటర్

ఆయన ఇంకా యిలా అన్నారు: ప్రజాస్వామ్యంలో ప్రణాళికా బద్ధమయిన ఆర్థిక కృషి అన్నది కేవలం ఒక్క ఇండియాలోనే జరుగుతున్నది. అందువల్లనే రష్యా, అమెరికా జపాను, తదితర దేశాలనుంచి ప్రతినిధి వర్గాలవారు అనేకమంది భారతదేశానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న కృషిని పరిశీలించి వెడుతున్నారని శ్రీ నెహ్రూ అన్నారు.

భారతదేశంలో జరుగుతున్న ఈ ప్రణాళికా కృషిని పరిశీలించడానికి ఇంతకు ముందు చైనానుంచి కూడా ప్రతినిధులు వచ్చేవారు. అయితే వారు యిప్పుడు రావడం మానేసారు. నెహ్రూఅన్న ఈ మాటలకు సభలో నవ్వులు చెలరేగాయి.

గృహ పరిశ్రమలకు ఇతోధిక ప్రోత్సాహం

శ్రీ నెహ్రూ తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు: "గాంధీమహాత్ముడు చరఖాను కనిపెట్టినప్పుడు, దాని గొప్పదనాన్ని మొదట్లో ఎవరూ గుర్తించలేదు. చరఖా ఏమిటి' దాన్ని స్వంభాలా విచ్ఛేదనకు దాన్ని ఆయుధంగా ఉపయోగించటం ఏమిటి అని చాలామంది అవహేళనం చేశారుకూడా. అయితే, క్రమేణా దాని గొప్పతనం తెలిసివచ్చింది. నిరుద్యోగులు అనేకమందికి అది జీవనోపాధి కల్పించింది. మిల్లులముందు చరఖా నిలువలేక పోయినప్పటికీ రెండింటికీ హస్తమగ్గంకాంతరం అంతేడా ఉన్నప్పటికీ దేశంలో అనేక అక్షలమందికి అది ప్రాణభిక్ష పెట్టింది. వస్త్రోత్పత్తిలో ఆదికూడా యథాశక్తి ప్రముఖపాత్ర నిర్వహించింది.

"ఒకవిధంగా యిది కొంతవరకు వైలక్షణ్యమే అయితే, ఇండియా ఇటువంటివిలక్షణాలతోకూడిన దేశం కనుక, గృహపరిశ్రమల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఇతోధికమయిన ప్రోత్సాహం ఇస్తున్నది. భారీ పరిశ్రమలప్రక్కనే చిన్న చిన్న గృహపరిశ్రమలు కూడా దేశ ఆర్థిక అభ్యుదయానికి ఎంతయినా చేయూత యివ్వగలవు."

ప్రతిదానిలో దోషాలు ఎంచేవారిని శ్రీ నెహ్రూ తీవ్రంగా ఖండించారు. దేశంలో కొందరు దీన్ని ఒక వృత్తిగా పెట్టుకున్నారనికూడా శ్రీ నెహ్రూ అన్నారు. ఎందులో చూసినా చెడుతప్ప వీరికి మంచిఅనేది కనపడదు. ఇది చాలా గర్హించదగిన లక్షణం అని శ్రీ నెహ్రూ పదేపదే ఖండించారు.

భారతదేశంలో అనేక వృత్తులవారు ఉన్నారు. అయితే కేవలం తప్పులెంచడాన్ని వృత్తిగా పెట్టుకున్న వారి సంఖ్య వీరందర్నీ మించిపోయిందని ఇటీవల భారతదేశానికి వచ్చిన అమెరికన్ దేశస్థుడు అన్నాడట. శ్రీ నెహ్రూ తన ప్రసంగంలో ఈ అభిప్రాయాన్ని ఉదహరించి తప్పులెన్నేవారు ఇతరులలో తప్పులు చూడడానికి బదులు ముందు తప్పుతెలిసికోవడం మంచిదని సలహా ఇచ్చారు.

విద్యా రంగాన్ని గూర్చి మాట్లాడుతూ శ్రీ నెహ్రూ ఇలా అన్నారు.

"దేశంలో బాల బాలికలందరికీ ప్రాథమిక విద్యావకాశాలను మనం కలుగ జేయాలి. విద్య అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి.

సెకండరీ విద్య బాగా అభివృద్ధిచెందాలి. దీనికి ఎంతైనా ప్రాధాన్యంతున్నది. స్పెషలైజ్డ్ ట్రెయినింగు కూడా చాలా అవసరం. దీన్నికూడా ఇతోధికంగా ప్రోత్సహించాలి.

పనిచెయ్యనివారు సమాజానికి గుదిబండలు

"పనిచెయ్యలేనిసోమరులుసమాజానికిగుది బండవంటివారు. వయస్సు మళ్లిన వృద్ధులవిషయం వేరు. కాని యువకులు కష్ట పడి పనిచేసి ఉత్పత్తిని బాగా పెంచాలి. చిన్న తనంలో తనపై వెచ్చించిన దానికి ప్రతి యువకుడు సమాజానికి కొంతఋణపడి ఉంటాడు. యువకులు ఆఋణాన్ని చెల్లించి దేశాభ్యుదయానికి పాటు పడాలి.

"దేశంలోని ప్రజలందరికీవారివారి ప్రతిభను పెంపొందించుకోవడానికి సమానావకాశాలుకల్పించెయ్యాలి. అంతా ఒకే ప్రమాణంతో అభ్యుదయాన్ని సాధించలేక పోవచ్చు. కొందరు మరి కొందరి కంటె తక్కువ శక్తిసామర్థ్యాలు కలిగినవారు కావచ్చు. అయినప్పటికీ సర్వసమానత్వం అనే సూత్రంవిధిగా పాటించ బడితీరాలి.

"దేశ ఆర్థికాభ్యుదయ సాధనకు ప్రభుత్వం తనశక్తినంతటినీ వినియోగించి కృషిచేస్తున్నది. అయితే హటాత్తుగా ఇది ఒక్కసారిజరుగదు. 40 కోట్ల మంది ప్రజలు నెమ్మదిగా ఒక్కొక్కమెట్టే ఎక్కి అభ్యుదయ శిఖరాన్ని అందు కోవాలి."

"ఉక్కు, విద్యుచ్ఛక్తి కొరత, సాంకేతిక సిబ్బంది కొరత—ఇత్యాది ప్రతిబంధకాలను అనేకం ఎదుర్కొనవలసి వస్తున్నప్పటికీ అభ్యుదయపథంలో భారతదేశం ముందడుగు వేసి ముందుకు పురోగమిస్తూనే ఉన్నది. ఈ అభ్యుదయాన్ని అంకెలలో, అక్షరాలతో ఖచ్చితంగాచెప్పడంకష్టం. గణాంక గ్రంథాలలో చూపబడిన దానికంటే ఈ అభ్యుదయం నిజానికి అనేక రెట్లు ఎక్కువగానే ఉన్నది.

"ప్రభుత్వం వెల్లడించే గణాంక వివరాలు మంచివే అయినప్పటికీ వాటిని పూర్తిగాసరియైనవని అనడానికి వీలులేదు. ఉదాహరణకు దేశంలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు అనేకం వేల సంఖ్యలో ఉన్నాయి. దేశాభ్యుదయానికి ఇవి ఇస్తున్నచేయూత ప్రభుత్వ గణాంకవివరాలలో లెక్కకు రాదు. పెద్ద పరిశ్రమలలాగే చిన్న పరిశ్రమలు కూడా ఎంతో ప్రాధాన్యమైనవి. రెండింటినీ సమాన దృష్టితో చూడాలి. ఉదాహరణకు పంజాబ్‌లో అన్నీ చిన్న పరిశ్రమలేతప్ప పెద్ద పరిశ్రమలనేవిఅంతగా లేవు. అయినప్పటికీ అక్కడిప్రజలు ప్రస్తుతం ఒకరితో ఒకరు కలిపించుకొంటున్నప్పటికీ ఆర్థికంగా అభివృద్ధిచెంది సుఖ జీవితాన్ని గడుపు తున్నారు."

వందేమాతరం : నెహ్రూ అభివర్ణన

శ్రీ నెహ్రూ తనప్రసంగాన్ని ప్రారంభిస్తూ మొదట వందేమాతరం గీతాన్ని గూర్చి ఇలాఅభివర్ణించారు.

"వందేమాతరంచాలా చక్కనిపాట. దేశ స్వాతంత్ర్య సమరంలోఇది అత్యంత ప్రముఖస్థానాన్ని అలంకరించినది. 55 సంవత్సరాల క్రితం బెంగాల్‌లోఈపాట పాడిన వాళ్లని జైళ్లలోపెట్టేవారు. గాంధీతోపేనిధరించడంవలెనే ఆరోజుల్లో ఈపాటపాడడం ఒక మహానేరం"

వందేమాతరం ప్రార్థనతోనే బహిరంగ సభ ప్రారంభమయింది. శ్రీ నెహ్రూ మొదట 70 నిమిషాలపాటుహిందూస్తానీలో ప్రసంగించారు. తర్వాత గవర్నర్ శ్రీ సవార్‌కోరికపై ఆంగ్లంలో 11 నిమిషాలు ప్రసంగించారు.

దీనికి ముందు ముఖ్యమంత్రి శ్రీ డి.సంజీవయ్య ప్రధానిని ఆహ్వానిస్తూ కొద్దిసేపు ప్రసంగించారు.

విచ్ఛిన్నకర ధోరణులు

దేశంలో కానవస్తున్న వివిధ విచ్ఛిన్నకర ధోరణులు, కులం మత భాషా విభేదాలను గూర్చి ప్రస్తావించి పరస్పర విద్వేషం వల్ల ఎవరికైనా గాని ఏదీ లక్కరకు రాదని శ్రీ నెహ్రూ ఉద్బోధించారు.

ద్వేషం ద్వేషాన్ని పుట్టిస్తుంది. మంచితనం మంచితనాన్ని పుట్టిస్తుంది. ప్రకృతిలక్షణంఇది. ప్రజలు ఈ సత్యాన్ని గుర్తించి పరస్పరం ఒకరినొకరు ప్రేమించు కొనడం నేర్చుకోవాలని శ్రీ నెహ్రూ ఉద్బోధించారు.

"గాంధీ మహాత్ముని పాదాల ముందు భారత దేశం మోకరిల్లిందంటే ప్రజలకు ఆయనచేసిన సేవ, వారిపట్ల ఆయన కనపర్చిన ఆదరాభిమానాలను అందుకు ప్రధాన కారణంగా పేర్కొనాలి. దానికి ప్రత్యుపకారంగా గాంధీ మహాత్మునిపట్ల ప్రజలు అఖండ ప్రేమానురాగాలను ప్రదర్శించారు. ప్రజలనుంచి ఇంతటి అభిమానాన్నిఇండియాలో యేచక్రవర్తి గాని, మహారాజుగాని చూరగొని ఉండడు.

"భారత దేశంలో భిన్న, భిన్న ప్రవృత్తులుగల ప్రజలు ఉన్నారు. వివిధ లక్ష్యాలతోకూడిన దేశం ఇది. గొప్ప గొప్ప మేధావులు ఇక్కడ జన్మించారు. వీరాధివీరులుఅవతరించారు. అయితేఒక్క పెట్టున ఒక్కరూపం, పరస్పరం కలిసిమెలిసి బ్రతకడంలనే లక్షణం ఇంకా ఇంత వరకు మనకులబ్బలేదు. 'భారతదేశం' అనే మహా క్రాంతిలో ఈనీకటి లేచి తొలగి పోవాలి.''

యు. పి. లో ఉర్దూకు మరింత ప్రాధాన్యం

ఇవ్వగలమని ముఖ్యమంత్రి ప్రకటన

కాన్పూర్, ఫిబ్రవరి 5:— అఖిల భారత అంజుమన్—తరక్కీ—ఉర్దూ మహాసభను ప్రారంభిస్తూ యు. పి. ముఖ్యమంత్రి శ్రీ గుప్తా ఇకముందు ఉర్దూభాష పరివ్యాప్తికై రాష్ట్రప్రభుత్వం మరింత శ్రద్ధతో కృషి చేస్తుందని అన్నారు.

కేంద్ర షెడ్యూల్ తరగతుల అసిస్టెంటు కమిషన్ కార్యాలయం

విశాఖపట్నంనుంచి హైదరాబాద్ తరలింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 5:— విశాఖపట్నంలోవున్న మైసూర్ ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన కేంద్రప్రభుత్వ వెనుకబడిన జాతుల అసిస్టెంటు కమిషనర్ కార్యాలయం వచ్చేనెల 7 వ తేదీన హైదరాబాద్‌కు మార్చబడుతుంది. ఈ కార్యాలయం రెడ్‌హిల్స్ వద్ద నెలకొల్ప బడగలదు.

ప్రభుత్వోద్యోగులు చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలి

అష్టమ చేనేత వారోత్సవాలు ప్రారంభిస్తూ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్బోధ

విజయవాడ, ఫిబ్రవరి 5:— ప్రభుత్వోద్యోగులూ, ప్రజలూ చేనేతవస్త్రాలను ధరించి చేనేత పరిశ్రమను ఎక్కువగా ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ లఘు పరిశ్రమల మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నేడిక్కడ ఆంధ్రప్రదేశ్ చేనేత సహకారసంఘంవారు జరుపుతున్న అష్టమ చేనేత సప్తాహం ప్రారంభిస్తూ విజ్ఞప్తిచేశారు.

ఈ ఉత్సవాలు ఆంధ్ర జింఖానా క్లబ్ ఆవరణలో నేడు ప్రారంభమైనాయి. డాక్టరు తెన్నేటి వెంకట శేషాచలపతిరావు అధ్యక్షత వహించారు. శాసన మండలి సభ్యులు శ్రీ దామెర్ల రమాకాంతరావు స్వాగతం చెప్పారు.

మంత్రి తమ ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:

"ఇద్దరు, చేనేత పరిశ్రమల పట్ల ప్రభుత్వోద్యోగులు చూపవలసినంత అభిమానం చూపడంలేదు. నైలాన్ మొదలైన రకాలు వాడుతున్నారు. ప్రభుత్వ అధికార్లు ఎక్కువగా ప్రోత్సహిస్తే ప్రజాభిమానం కూడా ఎక్కువగా లభించగలదు. చేనేత పారిశ్రామికులు సహకార ఉద్యమ పునాదులపైన వ్యవస్థీకరించుకోవాలి. దేశ పునర్నిర్మాణ కార్యక్రమంలో సహకారోద్యమం ద్వారా చేతివృత్తులు అభివృద్ధి పొందగల అవకాశాలు హెచ్చుగా వున్నాయి. శ్రీ దామెర్ల రమాకాంతరావుగారు చేనేత పారిశ్రామికుల ప్రతినిధిగా అఖిలభారత సహకార సంఘంలో పనిచేస్తున్నారు. చేనేత పరిశ్రమకు బ్యాంకుద్వారా సహాయం లభింపజేయడానికి ఒక బ్యాంకును ఏర్పాటు చేయడానికి కృషిచేస్తున్నాము. రిజర్వు బ్యాంకువారు చెప్పిన చిక్కులను సవరించి ఒక పథకాన్ని తయారుచేసి పంపించాం. ఈ బ్యాంకును ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, ప్రణాళికా సంఘాన్ని సహకరించవలసిందిగా నేను కోరి యున్నాను.

చేనేత పరిశ్రమపట్ల స్త్రీలు చూపిస్తున్న అభిమానం, ఆదరణ ప్రశంసనీయం. దోవతులు కట్టేవారుకూడా ఎక్కువగా అభిమానిస్తున్నారు. బుష్‌కోట్లు, పాంట్లు ధరించేవారుకూడా చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలి. వారికి కావలసిన గుడ్డలు చౌకగా ఇస్తున్నాము. ఆంధ్రదేశంలో ప్రజలు చేనేత పరిశ్రమను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. లేకుంటే లక్షలాది పారిశ్రామికులు నిరుద్యోగులయ్యేవారు. ప్రభుత్వం చేనేత పారిశ్రామికులకు కనీసం మగ్గం కొనుక్కొనేందుకు కావలసిన 300 రూపాయలు కూడా అప్పుగా ఇవ్వలేకుండా వున్నది. సాధారణమైన నేతకు 500 రూపాయలు ఖరీదు గల మగ్గం, సిల్కు గుడ్డకు 1000 రూపాయల మగ్గం కావల్సి వున్నాయి.

ఆంధ్రలో 1.40 లక్షల మగ్గాలు, తెలంగాణాలో 1.20 లక్షల మగ్గాలు వున్నాయి. చేనేత పారిశ్రామికులకు కావలసిన వర్కింగు కేపిటల్‌ను ఇచ్చి ప్రభుత్వం సహాయపడలేకుండా వున్నది. మిల్లుతో పోటీ చేయడం కష్టంగా వున్నప్పటికీ చేనేత వస్త్రాల మన్నిక నాణ్యత గుర్తించి ప్రజలు విరివిగా చేనేతను ప్రోత్సహించాలి. చేనేత సప్తాహంలో, ప్రభుత్వ పక్షాన జరుగుతున్న కార్యక్రమాలలో చేనేత పారిశ్రామికులకు ధైర్య సాహసాల నిచ్చి నిరుత్సాహ పడవలసిన పనిలేదని సహకార తత్వంతో పనిచేస్తే ఎటువంటిశక్తి అయినా అడ్డురాదని గుర్తించాలని మనవి చేస్తున్నాము. ఈ ఉత్సవాలను ప్రారంభించమని నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞుణ్ణి.''

చేనేత వస్త్రప్రదర్శనం

చేనేత వస్త్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యురాలు డాక్టరు కె. అచ్చమాంబ ప్రారంభిస్తూ స్త్రీలకు చేనేత పరిశ్రమపట్ల అభిమానం హెచ్చుగా వున్నదన్నారు.

సినిమా నటుడు ప్ర కొంగర జగ్గయ్య ప్రసంగిస్తూ చేనేత పారిశ్రామికులు విదేశ పోటీకి తట్టుకోవాలని నాణ్యతను పెంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వం దోవతులు, చీరలు చేనేతకు కేటాయించాలన్నారు. జనాభా పెరిగిపోతున్న ఈ తరుణంలో భారతదేశంలో చేనేత పరిశ్రమకు, కుటీర పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత, ప్రోత్సాహం లభించాలన్నారు.

శ్రీ బళ్ల బసవలింగం భాగవతార్ శివపాల హరికథా కాలక్షేపం చేశారు.

"దేశరక్షణకు సాయుధ బలాలు మాత్రమే చాలవు"

—రక్షణమంత్రి కృష్ణమీనన్ స్పష్టీకరణ

త్రివేండ్రం, ఫిబ్రవరి 5:— దేశాన్ని ఒక్క సైనిక బలాలు మాత్రమే రక్షింపలేవని, ప్రజల దేశభక్తి, మానసిక స్థైర్యంపైనే దేశరక్షణ ఆధారపడి ఉంటుందని కేంద్ర రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ నేడిక్కడ స్పష్టంచేశారు.

ఢిల్లీనుండి నేటి ఉదయం యిక్కడకు వచ్చిన అనంతరం, యూనివర్శిటీ స్టేడియమ్‌లో జాతీయ విద్యార్థి సైనికుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజలలో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతోనే జాతీయ విద్యార్థి సైనిక దళాలు ఏర్పరచడం జరిగిందన్నారు.

త్రివేండ్రమ్ వద్ద కణ కూటమ్ ప్రాంతములో నెలకొల్పనున్న నౌకా విమాన స్థావరం పరిశీలన నిమిత్తం శ్రీ కృష్ణమీనన్ యిక్కడకు వచ్చారు. విమానాశ్రయంలో ప్రాంతీయ సైన్యానికి చెందిన 101 దళంవారు యిచ్చిన సైనిక వందనాన్ని ఆయన స్వీకరించారు.

నగరంలో మూడు ప్రాంతాలలో మూడు బహిరంగ సభలకు విద్యార్థులను ఏర్పాటు చేశారు. మూడు సభలలోను శ్రీ కృష్ణమీనన్ ప్రసంగించారు. విద్యార్థులు వేరు వేరుగా బహిరంగ సభలను ఏర్పాటు చేసుకొనడం తగదని కృష్ణమీనన్ విమర్శించారు.

జాతీయ విద్యార్థి సైనికుల సమావేశంలో ప్రసంగిస్తూ, దురదృష్టవశాత్తు విదేశ దురాక్రమణను లేదా ఆంతరంగిక కల్లోలాలను అణచడానికి సైన్యాన్ని వినియోగించవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు జాతీయ విద్యార్థిదళాలు ప్రముఖ పాత్రను నిర్వహించవలసి ఉంటుందన్నారు. కాని అదృష్టవశాత్తు దేశంలో అలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడలేదన్నారు.

"సైనికసమీకరణకు నేనువ్యతిరేకిని"

దేశంలో నిర్బంధంగా సైనిక సమీకరణ జరగాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తున్నానని ఇందుకు అనేక కారణాలున్నవని శ్రీ కృష్ణమీనన్ పేర్కొన్నారు. మనదేశంలో సైన్యంలో చేరడానికి తగిన వ్యక్తులు 10 కోట్లమంది ఉన్నందున నిర్బంధంగా సైన్యంలో సమీకరించడం చాల భారీ ఎత్తున అమలు జరుపవలసిన కార్యక్రమమని వివరించారు. నిర్బంధ సైనిక సమీకరణ జరిగితే అందరిపట్ల సమానంగా ప్రవర్తించవలసి ఉంటుందని, ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండరాదని స్పష్టంచేశారు.

జాతీయ విద్యార్థి దళాలలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన రైఫిల్ దళాలను ప్రస్తావించి, ఈ దళాలు మామూలు విద్యార్థి సైనిక దళాల వంటివి కావని, సైన్యంలో ఇవి అంతర్భాగమని వివరించారు.

ప్రాంతీయ సైన్యంలో ఎక్కువమంది చేరడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. సైన్యంలో ఉద్యోగాలు క్రింది తరగతులవారికి మాత్రమే ప్రత్యేకించలేదని, ఉన్నత హోదాలో ఉన్నవారుకూడా యిందులో చేరాలని విజ్ఞప్తి చేశారు.

ఇంజనీరింగు కళాశాలలో ప్లానింగు గోష్ఠిలో ప్రసంగిస్తూ విద్యార్థులు తమకు గల అవకాశాలను చక్కగా వినియోగించాలని సూచించారు. లా కాలేజీలో కూడా ఆ తరువాత కృష్ణమీనన్ ప్రసంగించారు.

నౌకావిమాన స్థావరం

త్రివేండ్రం సమీపంలో ఏర్పాటు చేయనున్న నౌకా విమాన స్థావరానికి కేటాయించిన స్థలాన్ని కృష్ణమీనన్ విమానంనుండి పరిశీలించారు. ఈ ప్రాంతంలోనే నౌకా విమాన స్థావరం చేయబడగలదని ఇంతవరకు స్పష్టంగా నిర్ణయించలేదు. కాని ప్రభుత్వం త్రివేండ్రం దగ్గర నెలకొల్పడానికిగల అవకాశాలను పరిశీలిస్తున్నది. దేశంలో ఇతర స్థలాలతోపాటే కొచ్చిన్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో నౌకా విమాన స్థావరం నెలకొల్పడానికి కల అవకాశాలను పరిశీలించడం జరుగుతున్నది.

విద్యార్థుల సమావేశంలో ప్రసంగించే ముందు శ్రీ మన్నాత్ పద్మనాభన్‌ను రక్షణ మంత్రి కలుసుకున్నారు.

నెహ్రూ ఉద్బోధ

(1 వ పేజీ తరువాయి)

ప్రభుత్వం కంటే త్వరగా సాధించగలరనీ, ఆయన వివరించారు.

భారతదేశం కులమత వర్గ రహిత సమాజాన్ని రూపొందించదలచినదని ప్రతివర్గ దీనిని సాధించడం కోసమే జరుగాలికానీ, కుల మత వర్గ తత్వాన్ని బలపరచరాదని ప్రధాని విశదం చేశారు.

దీనిని శాసనం ద్వారా రద్దుచేయవచ్చుగాని, కులమతతత్వాలరద్దుకు ప్రజలే విముఖులైవుంటే దానిని సాధించటం కష్టమని ప్రధాని పేర్కొన్నారు.

ఈ తత్వం దేశానికి హాని కలిగించిం దన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, అనేది వుండరాదనే తాను వాంఛిస్తున్నాననీ, శ్రీ నెహ్రూ అన్నారు.

దేశంలో సోషలిస్టు సమాజం వ్యవస్థ ఏర్పాటు కావాలనే తాము కోరుతున్నా మన్నారు. సమాజములో ప్రత్యేకమయిన కులవర్గాలు వుండరాదనీ దైహిక, మానసిక వికాసాభివృద్ధులలో తేడాలున్నప్పటికీ అందరికీ సమానావకాశాలు వుండటం మట్టుకు ముఖ్య మన్నారు.

ఈ సమత్వం పాటించవలసి నప్పుడు హెచ్చు తగ్గులు సమసిపోవలసి వుందన్నారు. వారు కోరవలసినది ఏమైనా వుంటే, వృత్తి విద్యలు నేర్పడంలోకానీ, ఉన్నత విద్య నభ్యసించడంలో కానీ, ఇంజనీరింగు, వైద్యం వంటి వాటిలో ప్రత్యేక ప్రావీణ్యం సంపాదించుకోవడంలోకానీ, కొన్ని సౌకర్యాలను కోరడమే నని, ప్రతిభావంతులైన విద్యార్థి డబ్బులేక తన విద్యావ్యాసంగాన్ని వదలుకునే పరిస్థితి ఏర్పడరాదని, శ్రీ నెహ్రూ ఉద్బోధించారు.

హరిజనులకు యితర వెనుక బడిన కులాల వారికి ఉద్యోగాల కేటాయింపును గురించి పేర్కొని కొన్ని సందర్భాలలోనూ, స్థానంలోనూ తమ బాధ్యతలను విస్మృంగా నిర్వర్తించగలవారినే నియోగించవలసి వుంటుందని, అటువంటి సందర్భాలలో ప్రతిభ తప్ప మరే విచక్షణ వుండరాదని, ప్రధాని వ్యక్తీకరించారు.

కులమతాలు ప్రాతిపదికగా సుశిక్షితులైనవారిని నియమించవలసినచోట, అర్హతలులేనివారిని నియమించే పక్షాన పురోభివృద్ధి కుంటుబడిపోగలదని అన్నారు.

ఇతర దేశాలు అభ్యుదయం సాధించినమంటే కొన్ని కొన్ని పనులకు ప్రత్యేకానుభవం కలవారిని నియమించటం వారు ఆ పనులను చక్కగా చెయ్యటం మాత్రమే కారణమన్నారు.

ఇతర దేశాలలో ప్రభుత్వోద్యోగాల కంటే సాంకేతిక ఉత్పత్తి కార్యక్రమాలకు సంబంధించిన పనులకే అధిక ప్రాధాన్యం కల దన్నారు.

శ్రీ నెహ్రూ యింకా యిలా అన్నారు: హరిజనులు వెనుకబడివున్నారు. నిజమే. అయితే

(మిగతా 6 వ పేజీలో)

రాష్ట్రప్రభుత్వాలకై సమాచార చిత్రాలు

కేంద్ర ఫిలిండివిజన్‌చే పరిశీలన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5:— రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యాన జరిగే పునర్నిర్మాణ కార్యకలాపాలను తదితర ప్రాంతీయ ఆసక్తికర దృశ్యాలను, వింతలను డాక్యుమెంటరీ ఫిల్ములుగా తీయడానికి కేంద్ర ప్రభుత్వ ఫిలిం డివిజన్, పూనుకోవాలనే, ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో వున్నదని, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రామదయాని, నే డిచ్చట తెలియజేశారు.

ప్రపంచ ప్రసిద్ధపురుషుడు ప్రధాని నెహ్రూ

మాంట్‌గోమరీ ప్రశంస

లండన్, ఫిబ్రవరి 5:— ఫీల్డుమార్షల్ విస్కౌంటు మాంట్‌గోమరీ, తాను క్రొత్తగా రచించిన "నాయకత్వానికి మార్గం" అనే మాత్ర గ్రంథంలో ప్రస్తుతం ప్రపంచంలో నలుగురే నలుగురు ప్రసిద్ధ పురుషులు కలరని, వారు, ఇండియా ప్రధాని నెహ్రూ, ఫ్రాన్స్ ప్రెసిడెంటు డిగోల్, యుగోస్లావియా అధ్యక్షుడు టిటో, చైనానాయకుడు మావో అని పేర్కొన్నారు.

ప్రధాని నెహ్రూ వల్లనే, భారతదేశం కామన్వెల్తులో సభ్యరాలుగా వున్నదని, లేకపోతే ఇది జరిగివుండేది కాదని, ఆయన తమదేశాన్ని అనేక తుఫానులనుంచి ఆదుకొన్నారని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించి పాకిస్తాన్‌తో స్నేహం నెరపగల సమర్థుడు ఆయనొక్కడేనని, ఆయన సుఖియై వుంటే పరిస్థితులు ప్రశాంతంగా వుంటాయని, నెహ్రూ తర్వాత ఏమవుతుందో చెప్పలేమని ఆయన వ్రాశారు.

వివిధసంస్కృతులకు కేంద్రం హైద్రాబాద్

కేంద్రమంత్రి శ్రీ జగజీవన్‌రామ్ ప్రశంస

హైదరాబాద్, ఫిబ్రవరి 5:— హైదరాబాద్ నగరం వివిధ జాతుల, మతాల, భాషల సంస్కృతికి సంగమ ప్రదేశం అని హైదరాబాద్ సికింద్రాబాద్‌లను ఒకే కార్పొరేషన్ క్రిందకు తీసుకురావడం ముదావహమైన విషయమని కేంద్రమంత్రి శ్రీ జగజీవన్‌రామ్, నే డిచ్చట కార్పొరేషన్‌వారు ఏర్పాటుచేసిన పౌర సన్మాన సభలో ప్రసంగిస్తూ మెచ్చుకొన్నారు.

పురపాలక సంఘ స్థానిక సంస్థల పరిపాలనను మహాత్మాజీ, పంత్ ప్రాధాన్యం యిచ్చేవారని, ఆయన వాంఛ పరిపాలనా వికేంద్రీకరణ వల్ల నెరవేరగలదని శ్రీ జగజీవన్‌రామ్ అన్నారు.

టిబెట్ భాషలో విశ్వకవి కవితాసంపుటాలు

మద్రాస్, ఫిబ్రవరి 5:— విశ్వకవి రవీంద్ర కవీంద్ర శత జయంత్యుత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని, కేంద్ర సాహిత్య అకాడమీ, ఆయన కవితా సంపుటాలను మణిపూరీ, నేపాలీకి, టిబెట్టియన్ భాషలలోనికి అనువదింపచేసి వెలువరించడానికి నిర్ణయించినది. ప్రధాన భారత భాషలన్నిటిలోనికి, ఠాగూర్ చిన్న పిల్లలకై వ్రాసిన కథలను పరివర్తన చేయించడానికికూడా అకాడమీ సంకల్పించింది. తపాలాశాఖ ప్రత్యేకంగా రెండు తపాలా బిళ్లలను విడుదల చేయనున్నది.

"భాషా రాష్ట్రాలకు ఇక అవకాశంలేదు"

ఢిల్లీసభలో శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

(ఆంధ్రప్రభ విలేకరి) న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5:— దేశంలో కొత్తగా భాషారాష్ట్రాలను ఏర్పాటుచేసే అవకాశంలేదని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి నేడిక్కడ ప్రకటించారు. భాషాసంబంధమైన వివాదాలు జాతి సమైక్యతకు భంగకరంగా పరిణమించకుండా చూడవలసిందని ఆ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెసు సంస్థ 75 వ జన్మదినోత్సవ సందర్భంగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెసుపార్టీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన బహిరంగసభలో నేటి సాయంత్రం ప్రసంగిస్తూ తమ భాష తెలియని వారిపట్ల కొన్ని ప్రాంతాలవారు ప్రదర్శిస్తున్న వ్యతిరేక భావాన్ని ఖండించారు.

శ్రీ సంజీ రెడ్డి తన ప్రసంగంలో స్వతంత్ర పార్టీని నిశితంగా విమర్శించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కాంగ్రెసు అమలు జరిపే అన్ని కార్యక్రమాలను స్వతంత్రపార్టీ వ్యతిరేకిస్తున్నదని, అందుచేతనే ప్రజల మన్ననను ఆ పార్టీ పొందలేకపోయిందని వివరించారు.

ప్రజా సోషలిస్టుపార్టీ గురించి ప్రస్తావిస్తూ ఆ పార్టీ చక్కని ప్రతిపక్షంగా వ్యవహరించగలదని, కాని దురదృష్టవశాత్తు అనేకము ముక్కలుగా ఆ పార్టీ చీలిపోయిందన్నారు.

కమ్యూనిస్టు పార్టీ 'భారతదేశానికి చెందిన పార్టీ కాదన్నారు. విదేశాలలోని 'తమ యజమానుల' ఉత్తరువుల మేరకు నడచుకొనే పార్టీ కమ్యూనిస్టుపార్టీ అని ఆరోపించారు.

పది సంవత్సరాలపాటు వరుసగా పదవులలో ఉన్న కాంగ్రెసువారు పదవీ విరమణ చేయాలని భావనగర్ మహాసభలో తాను చేసిన ప్రతిపాదనను శ్రీ సంజీవరెడ్డి వివరించారు.

తన ప్రతిపాదనను విధిగా అందరూ అమలు జరపాలని తాను భావించలేదని కాంగ్రెసు వాదులు ఎవరికివారే ఐచ్ఛికంగా పదవులను వదలుకోవాలని సూచించానని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

పదవీ విరమణ చేయడానికి ముందుకు వచ్చిన కాంగ్రెసు వాదుల సంఖ్యను వెల్లడించవలసిందని ప్రేక్షకులలో ఒకరు కోరగా శ్రీ సంజీవరెడ్డి నిరాకరించారు.

అమెరికాలో విపరీతంగా మంచు

70 మంది మరణం

న్యూయార్క్, ఫిబ్రవరి 5: అమెరికా ఈశాన్య ప్రాంతంలో విపరీతంగా మంచు కరియడం వల్ల 70మందికి పైగా చనిపోయారు. నగరాలకు పూర్ణకుమధ్య రాకపోకలు ఆగిపోయాయి. నిన్న న్యూయార్క్‌లో 17.4 అంగుళాల మంచు కురిసింది. ఇంతహెచ్చుగా మంచు ఇదివరకెన్నడూ కురియ లేదు. 1947 లో మాత్రం 26.4 అంగుళాల మంచు కురిసింది.

న్యూయార్క్ నగర మేయర్, ప్రైవేటు కార్లు వీధులలో తిరగరాదని ఉత్తర్వుచేశారు. పోలీసుకారులు, అంబ్యులెన్సులు, ఫైర్‌యింజన్లు మాత్రమే వీధులలో తిరుగుతున్నాయి. నగరంలో రోడ్లమీద, సందులలోను మంచు గడ్డలు పడివున్నాయి. కార్లు నిలిచేస్థలంలో వున్న కార్లు మంచుచేత కప్పబడిపోయాయి.

లువాండాలో 16 గురు మృతి

లిస్బన్, ఫిబ్రవరి 5:— పోర్చుగీస్ పశ్చిమ ఆఫ్రికా లువాండాలో నేడు జరిగిన అల్లరులలో 16 మంది చనిపోయారు. ప్రజలు, శ్వేతజాతి పోలీసులను ఎదిరించగా ఈ సంఘటన జరిగింది. చనిపోయినవారిలో 6 గురు శ్వేతజాతీయోద్యోగులున్నారు.

తాజా వార్తలు

డెన్మార్క్ నౌక మునక

టోకియో, ఫిబ్రవరి 5 :— టోకియోవద్ద నేటిరాత్రి 'లాస్ట్‌మార్స్క్' అనే డెన్మార్కు నౌక అమెరికన్ యుద్ధ నౌకతో ఢీకొని మునిగిపోయింది. నౌకలోని ముగ్గురు ప్రయాణికులు, 43 మంది సిబ్బందినిగూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

దిగుమతులసలహాసంఘంసమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5:— దిగుమతుల సలహా సంఘం తదుపరి సమావేశం మార్చి 6 వ తేదీన జరుగుతుందని అధికారరీత్యా ప్రకటించారు. ఈ సమావేశం జరిగిన తరువాత వెంటనే మరుసటి రోజున ఎగుమతుల సలహా సంఘం సమావేశం జరుగుతుంది.

ఉత్తర ప్రదేశ్

మాజీ మంత్రివర్గ పక్షంవారి నిర్ణయం

లక్నో, ఫిబ్రవరి 5 :— రేపు ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ శాసన సభల సంయుక్త సమావేశానికి మాజీ ముఖ్య మంత్రి శ్రీ సంపూర్ణానంద్ పక్షానికిచెందిన 100 మంది స్వతంత్రపార్టీ, కమ్యూనిస్టుపార్టీ సభ్యులు హాజరు కాకూడదని నిశ్చయించారు.

బర్మా సైనిక ఉన్నత ఉద్యోగుల రాజీనామా

రంగూన్, ఫిబ్రవరి 5 :— దక్షిణ బర్మా కమాండర్, బ్రిగేడర్ ఆంగ్‌స్వే, కర్నల్స్ కైలిన్, క్యామిన్ట్, చిట్‌కైన్, టిన్ మాంగ్, బాపూలు తమ పదవులకు నేడు రాజీనామా ఇచ్చారు. వారి రాజీనామాలను దేశరక్షణ శాఖ ప్రధానోద్యోగి జనరల్ నీవిన్, ఆమోదించారు.

'మద్రాస్ రాష్ట్రం పేరుమార్పుసూచన లేదు'

శ్రీ కామరాజ్‌నాడార్ వివరణ

మధుర, ఫిబ్రవరి 5:— మద్రాస్ ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ నాడార్, నే డిక్కడొక బహిరంగసభలో ప్రసంగిస్తూ మద్రాస్ రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే విషయాన్ని గురించి ప్రభుత్వం ఆలోచించలేదని, అది అత్యవసరంగా చర్చించవలసిన విషయం కాదని అన్నారు.

ఉపనయన మహోత్సవం

విజయవాడ, ఫిబ్రవరి 5 :— విజయవాడలోని ప్రముఖ న్యాయవాది శ్రీ సి. చక్రవర్తి, నేడు తమ స్వగృహంలో, తమ కుమారులు శ్రీ చిరంజీవులు కృష్ణ, రమూలకు ఉపనయన మహోత్సవం కావించారు. అనేకమంది బంధువులు మిత్రులు, ఉపనయన మహోత్సవానికి విచ్చేశారు.

అణ్వస్త్రపరీక్షలనిషేధంపై చర్చల వాయిదా

కెన్నెడీఅభ్యర్థనకు రష్యా ఆమోదం

వాషింగ్టన్, ఫిబ్రవరి 4:— అణ్వస్త్ర పరీక్షలనిషేధంపై జెనీవా చర్చలను ఆరు వారాలపాటు వాయిదా వేయ వలసిందిగా అమెరికా ప్రెసిడెంట్ శ్రీ కెన్నెడీ కోరిన అభ్యర్థనను ఆమోదిస్తూ చర్చలను వాయిదా వేయ డానికి రష్యా అంగీకరించింది.

(6 వ కాలం తరువాయి)

ఎన్నుకోబడే ప్రతినిధులు పదకొండుమంది, వ్యక్తిగత వాటా దారుల, యితర సహకార సంఘాల ప్రతినిధి ఒకరు సభ్యులుగా వుంటారు. వీరుకాక, సహకార సంఘాల రిజిస్ట్రారు, పరిశ్రమల శాఖా డైరెక్టరు, హాండ్‌లూమ్ డైరెక్టరు ఎక్స్—అఫీషియో డైరెక్టర్లుగా వున్నారు.

డైరెక్టర్ల బోర్డులోని ఎన్నికైన సభ్యులు తమ నుంచి ఒక అధ్యక్షుని ఉపాధ్యక్షుని కోశాధికారిని ఎన్నుకుంటారు. కార్యవర్గంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోశాధికారి సహజంగానే సభ్యులవుతారు. డైరెక్టర్లు మరియిద్దరిని తమనుంచి సభ్యులుగా ఎన్నుకుంటారు. ఎక్స్—అఫీషియో డైరెక్టర్లు ముగ్గురు కూడా కార్యవర్గంలో సభ్యులుగ వుంటారు.

సహకార సంఘాల జాయింటు రిజిస్ట్రారు, ఈ సంఘం బిజినెస్ మేనేజరుగా నియమించబడ్డారు. కేంద్రసంఘం దైనందిన కార్యకలాపాలు బిజినెస్ మేనేజరు నిర్వహిస్తారు.

సామాన్య చేనేత పారిశ్రామికుని అభివృద్ధి కోసం, చేనేత వస్త్రాలకు ప్రజాసామాన్యంలో ఇతోధిక ఆదరణను కల్పించే నిమిత్తం ఈ సంఘ కృషి చేస్తున్నది.

అదృష్ట వశాత్తూ చేనేత వస్త్రాలపట్ల ప్రజాదరణ నాటికి పెరుగుతున్నది. యిక ముందు మరింతగా ప్రజాదరం పొందడానికి చేనేత పారిశ్రామికులు ప్రయత్నించ గలరు.

ప్రజల అభిరుచులు తెలుసుకొనడానికి, చేనేత పారిశ్రామికుల సమస్యలు వారికి అవగతం చేయడానికి చేనేత సప్తాహాలు ఏర్పాటు చేయబడినవి.

ప్రతి సంవత్సరం వలెనే, ఈ సంవత్సరం కూడా చేనేత సప్తాహం ప్రజాదర పాత్రం కాగలదని ఆశిస్తున్నాము.

ఏవ్రో-748 విమానాల ఉత్పత్తి

వచ్చే జూలై నెలలో ఆకాశయానానికి సిద్ధంకాగలవట

కాన్పూరు, ఫిబ్రవరి 4 :— రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ కాన్పూరు విమానాలకర్మాగారంలో ఏవ్రో—748విమానాలు తయారవుతున్నవిధానాన్ని తిలకించారు. ఈ విమానాలు వచ్చే జూలై నాటికి ఆకాశయానానికి సిద్ధం కాగలవని ఆశిస్తున్నారు.

విమానాల మరమ్మత్తులోనే కాక, తయారు చేయడంలో కూడా నైపుణ్యాన్ని చూపుతున్నందుకు ఆ కర్మాగారంలోని సాంకేతిక నిపుణులను అభినందించారు. అనంతరం ఆయన సకలార్థ సాధక ట్రాక్టరును సందర్శించారు.

చిలీలో తిరిగి భూకంపాలు

శాంటియాగో,(చిలీ) ఫిబ్రవరి 4 :— రాజధాని నుంచి దక్షిణాన చిలోద్వీపం వరకు 1250 మైళ్ళమేర నేడు చిలీలోరెండు పర్యాయాలు భూమి కంపించింది.

గత మేనెలలోసంభవించిన భూకంపాలకు పదివేలమంది మృతిచెందింది, 3,70,000 మంది నిరాశ్రయులయిన ప్రాంతంలోనే నేడు తిరిగి ఈ రెండు భూకంపాలు సంభవించినాయి.

ప్రమాదాలు జరిగినట్లు ఇంతవరకూ వార్తలేమీ తెలియరాలేదు. కొద్ది నష్టం మాత్రం జరిగినట్లు తెలుస్తున్నది.

పెరుమాళ్ళసంకేశ పంచాయతీ అధ్యక్షునిపై అవిశ్వాసరాహిత్యం

మహబూబాబాద్, ఫిబ్రవరి 3:— పెరుమాళ్ళ సంకేశ గ్రామ పంచాయతీకమిటీ ఇవాళ సమావేశమయింది. కమిటీఅధ్యక్షుడు శ్రీ గండి వీరయ్యపట్ల విశ్వాసరాహిత్య తీర్మానాన్ని ఆమోదించింది. ఆరుగురు సభ్యులు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా, వోటుచేశారు. డిప్యూటీ తహసిల్‌దార్ ఈ సమావేశాన్నినడిపారు. కమిటీ అధ్యక్షుడు, ఒక సభ్యుడు సమావేశానికి హాజరుకాలేదు.

ఆంధ్ర ప్రాంతంలో చేనేత పరిశ్రమ

రచన: **శ్రీ కాశిన బసవరాజు**

ఆంధ్ర దేశ చేనేత సహకార సంఘం 1953 సెప్టెంబరు 14వ తేదీన ఆవిర్భవించింది.

అంతకు పూర్వం మద్రాసు, ఆంధ్ర ప్రాంతాలోని చేనేత పారిశ్రామికులకు చెన్నరాష్ట్ర చేనేత సహకార సంఘం అనేపేరుతో ఒకేఒక సంస్థ వుండేది. అయితే, ఆంధ్ర రాష్ట్రావతరణతోపాటు ఆంధ్ర చేనేత పారిశ్రామికులకు ఒక ప్రత్యేక సంస్థ వుండడం అవసరమని భావించి, చెన్నరాష్ట్ర చేనేత సహకార సంఘం నుంచి ఆంధ్ర సంఘాన్ని విడదీశారు.

అప్పటి ఆంధ్ర రాష్ట్రంలోని పదకొండు జిల్లాలకు ఆంధ్ర చేనేత సహకార సంఘం కార్యకలాపాలు విస్తరించబడినవి.

సమిష్టి సంఘంనుంచి ఆంధ్ర చేనేత సహకార సంఘం విడిపోయేటప్పుడు దీనికి 60 లక్షల 70 వేల పదహారు రూపాయల విలువగల ఆస్తులు, 43 లక్షల 57 వేల 770 రూపాయల విలువగల అప్పులు— 24, 35, 000 రూపాయల రిజర్వులు సంక్రమించినవి. విభజన సమయంలో ఆంధ్ర జిల్లాలలోని రెండు కేంద్ర గిడ్డంగులు, 5 చేనేత ఫ్యాక్టరీలు, 56 విక్రయ శాలలు దీనికిందకు వచ్చినవి. ప్రస్తుతం ఆంధ్రదేశ చేనేత సహకార సంఘంకింద 166 విక్రయ శాలలు, 13 గిడ్డంగులు, 6 నేత ఫ్యాక్టరీలు, 4 నమూనా తయారీ ఫ్యాక్టరీలు, 2 చాయ అద్దకపు ఫ్యాక్టరీలు కలవు.

ఈ సంఘంలో 683 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు అనబంధ సంఘాలుగా చేరినవి. ఇంతేకాక, 50 ఇతర సహకార సంస్థలు, 25 మంది వ్యక్తులు సభ్యులుగా చేరారు.

ఈ ప్రాథమిక చేనేత సహకార సంఘాలలో లక్ష 75వేలమంది చేనేత పారిశ్రామికులు సభ్యులుగా చేరారు. మిగిలిన లక్ష 75 వేలమంది సహకారేతర పారిశ్రామికులుగా పనిచేస్తున్నారు. వీరికి వాటా ధనం ఋణంగా యిచ్చి, సహకార సంఘాలలో సభ్యులుగా చేర్పించాలని ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నది.

ఆంధ్ర చేనేత సహకార సంఘంలో నూటికి 51 వంతుల వాటాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది.

కార్యకలాపాలు

ఈ రాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాలలోను వుండే మిల్లులనుంచి నూలును కొని, దాన్ని తనకు అనుబంధంగా వున్న ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు తనఆధీనంలోని 21 నూలు డిపోల ద్వారా అమ్మడం, ప్రాథమిక సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొని, వాటిని రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో వున్న 179 విక్రయశాలల ద్వారా తిరిగి అమ్మించడం—ఇవి ఆంధ్రదేశ చేనేత సహకార సంఘం నిర్వహించవలసిన ప్రధాన కార్య కలాపాలు.

ప్రస్తుతం ఈ సంఘానికి రాష్ట్రేతరప్రాంతాలలో ఈక్రిందిచోట్ల విక్రయ శాలలు కలవు. బెంగుళూరు, మద్రాసు, బరంపురం, పర్లాకిమిడి, కటక్, జెమ్‌షెడ్‌పూర్, కలకత్తా.

ప్రాథమిక చేనేత సహకార సంఘాలు నెలకు 30 లక్షల రూపాయల విలువగల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నవి. అయితే, కేంద్రసంఘం ఇందులో నాల్గవ వంతు సరుకులను మాత్రమే వాటినుంచి కొనగలుగుతున్నది. అంటే నెలకు సగటున ఏడులక్షల రూపాయల వస్త్రాలను మాత్రమే అమ్మగలుగుతున్నది.

గత మూడు సంవత్సరాలలో ఈ సంఘం ప్రాథమిక సహకార సంఘాలనుండి కొన్న, అమ్మిన వస్త్రాల విలువ ఈ క్రిందివిధంగా వున్నది.

సంవత్సరం	బట్టల కొనుగోలు	అమ్మకం
1957—58	రూ. 66,86,000	రూ. 76,58,000
1958—59	రూ. 78,76,000	రూ. 72,77,000
1959—60	రూ. 73,34,467	రూ. 85,09,157

కేంద్ర సంఘం క్రింద నలుగురు కో—ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్‌లు రీజనల్ మార్కెటింగ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. వీరి కార్యాలయాలు 1. రాజమండ్రి, 2. విజయవాడ, 3. కడప లోను, ఒకరి కార్యాలయం కేంద్ర సంఘం లోను వున్నవి. రీజనల్ మార్కెటింగ్ ఆఫీసర్లు ఆయా ప్రాంతాలలోని విక్రయ శాలలు, నేత ఫ్యాక్టరీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పర్యవేక్షణ పరిపాలన వీరి ఆధీనంలో వున్నవి. ఈ మార్కెటింగ్ ఆఫీసర్లు తమ తమ ప్రాంతాలలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలనుంచి వస్త్రాలు క్రయం చేస్తారు. వస్త్ర సేకరణ కార్యక్రమంలో వీరికి టెక్నికల్ అసిస్టెంట్లు సహాయకులుగా పని చేస్తున్నారు. సేకరించిన వస్త్రాలన్నీ ముందుగా గిడ్డంగులకు పంపుతారు. అక్కడనుంచి అవసరాన్నిబట్టి ఆయా విక్రయ శాలలకు వస్త్రాలు పంపబడుతాయి.

చేనేత పారిశ్రామికులకు సరసమైన ధరలకు నూలును సప్లయి చేసే నిమిత్తం, భారత దేశంలో మొదటిసారిగా గుంతకల్లులో 1951లో సహకార నూలుమిల్లు నెలకొల్పబడి, 1954లో నూలు ఉత్పత్తిని ప్రారంభించింది. ఈమిల్లులో ఆంధ్ర చేనేత సహకార సంఘం వాటాధనంగా 23 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఈమిల్లు 20,26, 30, 32 నంబర్ల ముతక రకపు నూళ్ళను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

ఇది ప్రతినెల ఉత్పత్తి చేసే 750 బేళ్ళ నూలును ఆంధ్ర దేశ చేనేత సహకార సంఘం కొని దాన్ని తన అనుబంధ ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు సరసమైన ధరలకు సరఫరా చేస్తుంది.

గత మూడేళ్ళలోనూ నూలు కొనుగోలు, అమ్మకం ఈ క్రింది విధంగా వున్నవి.

సంవత్సరం.	నూలు కొనుగోలు	అమ్మకం
1957—58	రూ. 1,58,77,000	రూ. 1,58,26,000
1958—59	రూ. 1,59,22,000	రూ. 1,54,72,000
1959—60	రూ. 1,48,12,162	రూ. 1,57,06,414

మిల్లులనుంచి నూలును కొనే నిమిత్తం రిజర్వు బ్యాంకువారు ఆంధ్ర దేశ చేనేత సహకార సంఘానికి 15 లక్షల రూపాయలను ఋణంగా యిచ్చారు. అలాగే బట్టల ఉత్పత్తి, మార్కెటింగ్ సౌకర్యాలు కలిగించుట నిమిత్తం మరొక 30 లక్షల రూపాయలు ఈ సంఘానికి అప్పుగా యిచ్చారు.

ఈ సంఘం వ్యాపారాభివృద్ధి నిమిత్తం ఈ ఋణాలను హెచ్చు చేయవలసిందిగా మేము రిజర్వు బ్యాంకిని కోరి వున్నాము. రిజర్వు బ్యాంకివారు చేనేత పారిశ్రామికుల పట్ల, చేనేత పరిశ్రమపట్ల సానభూతితో వ్యవహరించి, ఋణాలను హెచ్చుచేసే పక్షంలో వ్యాపారం మరింత అధికం కావడానికి అవకాశం లభిస్తుంది.

చేనేత పరిశ్రమకు ప్రతి సంవత్సరం జూన్ నుంచి డిసెంబరువరకు వ్యాపార మాంద్యపు కాలం. ఈ సమయంలో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలు విడుదల కాక, పేరుకుపోయి, అవి తమ సభ్యులకు పనికూడా చూపించలేని దుస్థితిలో వుంటాయి.

ఆ సమయంలో కేంద్ర సంఘమువద్ద కూడా వస్త్రాలు విపరీతంగా నిల్వవుండిపోతాయి. అయినప్పటికీ ప్రతిసంవత్సరం కేంద్ర సంఘం ప్రతిసంవత్సరం కేంద్ర సంఘంచేసే అభ్యర్థనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దయుతో యిచ్చే పది లక్షల రూపాయల ఋణంతో ప్రాథమిక సహకార సంఘాలవద్ద నిల్వవున్న బట్టలను కొని, కేంద్ర సంఘం వాటిని క్రమంగా అమ్ముతున్నది. తన్మూలంగా వ్యాపార మాంద్యపు రోజులలో కేంద్ర సంఘం కొందరు పారిశ్రామికులకైనా పని కల్పించ గల్గుతున్నది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు తమ అవసరాలకు చేనేత వస్త్రాలనే వాడాలని మేము పదేపదే అభ్యర్థిస్తున్నాము. గాజ్, బాండేజి, తువాళ్ళు, చొక్కాగుడ్డలు, ధోవతులు చీరెలు బ్లాంకెట్లు, దోమతెరలు, నాప్కిన్లు, ఖాకీ గుడ్డలు, ఖైదీల గుడ్డలు, పోలీసుల తల పాగా గుడ్డలు మున్నగు వారి అవసరాలన్నింటిని చేనేత సహకార సంఘం తీర్చగలిగినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు చేనేత వస్త్రాలను స్వల్పంగానే ఖరీదు చేస్తున్నవి.

ఈ సంవత్సరం నెల్లూరు, రాజమండ్రిల లోని చాయ అద్దకపు ఫ్యాక్టరీల నిర్వహణను ఈసంఘం కొనసాగించింది.

సెస్సు ఫండు ప్రణాళికల క్రింద మూడు ''ఆధునిక యంత్రచాయ అద్దకపు కేంద్రాలు'' స్థాపించడానికి గ్రాంట్లు మంజూరు చేయబడినవి. మంగళగిరిలో రెండు యంత్ర చాయా కేంద్రాలు నిర్మించ బడినవి. అఖిలభారత చేనేత బోర్డువారి కోర్కెపై ఒక చాయా కేంద్రం హైదరాబాదు కేంద్ర చేనేత సహకార సంఘంవారికి బదిలీ చేయబడింది.

మరొక సెస్సుఫండు ప్రణాళిక క్రింద ప్రత్యేకంగా నిర్ణయించ బడిన 22 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ''చిన్న చాయా కేంద్రాల''ను నడపడానికి కావలసిన సాధన సామగ్రి పరికరాలు సరఫరా చేయబడినవి.

నవీన పద్ధతులలో తయారైన మగ్గాలపై చేనేత పారిశ్రామికులకు శిక్షణ యివ్వడం కోసం, ఎప్పటికప్పుడు మారే ప్రజాభిరుచులకు అనుగుణంగా కొత్త నమూనాలను తయారుచేయడం కోసంసెస్సు ప్రణాళికల క్రింద 4 నమూనా తయారీ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నవి.

కొత్త రకాలను నమూనాలను ఉత్పత్తి చేయడం కోసం ప్రతి నమూనా తయారీ ఫ్యాక్టరీలోను నవీన పద్ధతి మగ్గాలు, యితర పరికరాలు అమర్చబడినవి. యితర పరికరాలంటే చట్రం మగ్గాలు, పెడలు మగ్గాలు, గుంట మగ్గాలు, జేకబ్ మోషన్ అటాచ్‌మెంట్లు, యినుప పన్నెలు, వార్పినువళ్ళు, సెక్షనల్ వార్పింగ్ మిషన్లు, ఆధునిక రాట్నాలు డబ్బాలు, పూచలు మొదలైనవి.

కొత్త నమూనాలను ప్రవేశ పెట్టడం కోసం, ప్రత్యేక రకాలను ఉత్పత్తి చేయడం కోసం, సాంకేతిక యోగ్యతార్హతలు కల వారి అధ్వర్యాన ఈఫ్యాక్టరీలు వుంచబడినవి.

ఈ నమూనాలు చాలావరకు మూడు సూత్రాల ప్రాతిపదికపై రూపొందించబడినవి. 1. కంటికి నదురుగా కనిపించే నమూనా, 2. ఆధునిక పనితనం, 3. ఆధునిక ఉత్పత్తి నైపుణ్యం.

సెస్సు ఫండు ప్రణాళికలు

సెస్సుఫండు ప్రణాళికల ననుసరించి, అఖిల భారత చేనేత బోర్డు ద్వారా గ్రాంట్లు, ఋణాల రూపంలో భారతప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సహాయంవల్ల గత ఆరు సంవత్సరాలలోను ఈసంఘం వ్యాపారాన్ని బాగా విస్తరింప చేసుకొనగలిగాము.

ఆంధ్ర ప్రాంతానికి వర్తించే వివిధమైన సెస్సుఫండు స్కీములను స్థూలంగా ఈక్రింది విధంగా వర్గీకరించవచ్చు.

1. ఇప్పటికీ అమలులోవుండి నడుస్తున్న చేనేత ప్రాథమిక సహకార సంఘాలలో చేరే పారిశ్రామికులకు ఒక్కొక్కనికి 25 రూపాయల చొప్పున వాటా ధనపు ఋణం క్రింద మంజూరు చేయబడింది, సెస్సుఫండు ప్రణాళికల క్రింద ప్రత్యేకంగా స్థాపించబడిన కొత్త సంఘాలలో చేరే చేనేత పారిశ్రామికులకు ఒక్కొక్కరికి రు. 18—75 వాటా ధనపు ఋణంక్రింద యివ్వబడింది.

2. ఉత్పత్తిని అభివృద్ధి చేసుకొని, వ్యాపారాన్ని విస్తరింప చేసుకొనడానికి వీలుగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు కేంద్ర చేనేత సహకార సంఘానికి నిర్వహణ పెట్టుబడి ఋణాలను యివ్వడం. ఆయా ప్రాథమిక సంఘాలలో పని చెస్తున్న మగ్గాలకు ఒక్కొక్కదానికి మూడు వందల రూపాయల చొప్పున ప్రాథమిక సంఘాలకు అప్పు యివ్వడం.

3. రాష్ట్రంలోను, రాష్ట్రం వెలుపలను మరి కొన్ని విక్రయ శాలలను తెరవడం ద్వారా మార్కెటింగ్ సదుపాయాలను విస్తరింప జేసుకొనడానికి సంచార విక్రయ శాలలను నడపడానికి గ్రాంట్లు యివ్వడం. అలాంటి కొత్త విక్రయ శాలల నిర్వహణ ఖర్చులను భరించడం కోసం మొదటి నాలుగు సంవత్సరాలకు వరుసగా 100 శాతం, 75 శాతం, 50 శాతం, 25 శాతం చొప్పున గ్రాంట్లను మంజూరు చేయడం.

4. పాత, కొత్త విక్రయ శాలలను పర్యవేక్షించే నలుగురు ప్రాంతీయ మార్కెటింగ్ అధికారులయొక్క నిర్వహణ ఖర్చులను భరించడానికి గ్రాంట్లు మంజూరు చేయడం.

5. సాంకేతిక ప్రణాళికల ఖర్చును భరించడానికి గ్రాంట్లను యివ్వడం.

6. పత్రికలు, సినిమా స్లయిడులు, చేనేత వస్త్ర ప్రదర్శనలు చేనేత వారోత్సవాలు మున్నగు వాటిద్వారా చేనేత వస్త్రాన్ని గురించిన ప్రచారాన్ని విస్తృతం చేయడం.

7. మంగళగిరిలోని చలువ, సునుపు చేసే (బ్లీచింగు అండ్ కాలండరింగు ప్లాంటు) యంత్రాన్ని ఆధునిక చాయ కేంద్రాలనూ చేనేత పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించుట వంటి ప్రత్యేక ప్రణాళికలకు ఋణాలు, గ్రాంట్లు మంజూరు చేయడం.

8. సాంఘిక సంక్షేమ ప్రణాళికలు అంటే అలాంటి ప్రణాళికలను అమలు పరచ గలిగిన శక్తిగల ప్రాథమిక సహకార సంఘాలువుండి, ప్రత్యేకంగా ఎన్నిక చేయబడిన కేంద్రాలలో చేనేత పారిశ్రామికులకు నవీన సౌకర్య సమన్వితమైన గృహాల నిర్మాణానికి గ్రాంట్లు, ఋణాలు మంజూరు చేయడం.

9. ప్రజలకు చేనేత వస్త్రాలపట్ల అభిరుచి కలిగించే నిమిత్తం చేనేత సహకార సంఘాలలో ఉత్పత్తి చేయబడి అమ్మబడిన చేనేత వస్త్రంపై వాడకం దార్లకు రిబేటు యివ్వడం.

పరిపాలన

కేంద్ర సంఘ పరిపాలన డైరెక్టర్ల బోర్డు ద్వారాజరుగుతుంది. ఈ బోర్డులో జిల్లాకు ఒకరు చొప్పున ప్రాథమిక చేనేత సహకార సంఘాలచే

(మిగతా 1 వ కాలంలో)

పొన్నూరు
చేనేత సహకారసంఘం
పొన్నూరు, గుంటూరుజిల్లా
గ్రామసీమలలోని కర్షక ప్రజలను ఆకర్షించే చక్కని నేతలుగల పంచలకు, పైపంచలకు పొన్నూరు ఖ్యాతిగాంచినది

గుంటూరు
చేనేత సహకారసంఘం
గుంటూరు
గుంటూరు జరీచీరెలు
జగమెరిగిన జరీచీరెలు

ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగు మిల్లు,
గుంతకల్లు.
“ఆంధ్ర”లోని చేనేత సహకార సంఘముల స్వంతధనము రూ. 40 లక్షల పెట్టుబడితో నిర్మించబడిన భారతదేశములోని ప్రథమ సహకార భారీ పరిశ్రమ
22,500 కదుళ్లతో 10, 20, 26, 30, 32 నెంబర్లలో నెలకు 700 బేళ్ల నూలు చేనేత సంఘాలకు సరఫరా చేయుచున్నది.

మంగళగిరి
చేనేత సహకారసంఘం
మంగళగిరి, గుంటూరుజిల్లా
సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే అందమైన రంగుల చీరెలు తయారుచేయుటలో ఈ సంఘం ప్రఖ్యాతి పొందింది

డిజైన్ల అందంలో అద్వితీయమైనవి
రంగు, నేతలలో విశిష్టమైనవి
చేనేత వస్త్రాలు
ప్రపంచమన్ననలు పొందుతున్నవి
అఖిల భారత
చేనేత
సప్తాహం ఫిబ్రవరి 5-12

అష్టమ చేనేత వారోత్సవాలు
5-2-1961 నుండి 12-2-61
స్పెషలు రిబేటు రూ. 1కి 10 నయాపైసలు
మా విక్రయశాలలు అన్నిటిలో ఇవ్వబడును.
విజయవాడ, గాంధీనగర్, ఆంధ్ర జింఖానా క్లబ్ ఆవరణలో
బ్రహ్మాండమైన
చేనేత వస్త్ర ప్రదర్శనంలో
చక్కని డిజైన్లు, పక్కా రంగులు, దట్టమైన నేతలు
చీరలు, షర్టింగులు, దోవతులు, దుప్పట్లు
మొదలయిన అన్నిరకాల వస్త్రాలు చూడండి! కొనండి!
ప్రతి దినం సాయంత్రం ఉపన్యాసాలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటయినాయి; తెలుసుకోండి.
వస్త్ర ప్రదర్శనం ఉదయంనుండి రాత్రివరకు తెరచివుండును.
ఆంధ్రదేశ చేనేత సహకార సంఘం,
విజయవాడ-2.

రేడియో

మంగళవారం, ఫిబ్రవరి 7
శక 1882 మాఘ 18

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, కార్యక్రమ వివరణ, 6—40 భక్తి రంజని, 7—00 తె. వా. 7—15 విజయవాడవలె, 7—45 సంగీతశిక్షణ 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 9—00 శారంగం వేదమూర్తి: నాదస్వరం, ఎస్. బాల... మధ్యాహ్నం: 12—30 ... కార్యక్రమం, 1—00 అమీర్ఖాన్ ... ఖాల్ హిహార్, 1—30 వాద్యగోష్ఠి, 1—50 తె. వా., 2—00 లలిత సంగీత్: ... 2—10 ఉ. వా., 2—20 ఉన్నత పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 3—45 ఉన్నత పాఠశాలలకు, సాయంత్రము 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 కన్నడ శ్రోతలకు, 7—00 తె. వా., 7—15 వార్తావాహార్, 7—30 సాహిత్య సందిని, ఆధునిక కథాసాహిత్యం, ఎ. రామకృష్ణారావు, 7—45 శ్రోతల ఉత్తరాలకు జవాబులు, (ఉర్దూ), 7—50 ప్రసంగము (ఉర్దూ), 8—00 సత్య హరిశ్చంద్ర, నాటిక(హిందీ). రచన: భారతేందు హరిశ్చంద్ర, నిర్వహణ: వి. రామమూర్తి, రేణు 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—30 కథాకళి: ఉత్తరా స్వయంవరం (తిరువనంతపురం నుండి రిలే). 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—00 అఖిలభారత కర్నాటక సంగీత కార్యక్రమమునుండి 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రము: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమం, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 7—45 టి. టి. సీత, పి. కుప్పుస్వామి: వయొలిన్, వి. ఎస్. లక్ష్మీనారాయణన్ మృదంగం, 9—00 ఆం.వా., 9—15 సంగీతం పురందరదాసు, అను విషయముపై చింతలపల్లి వెంకటరావుతో పరిచయం, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తి రంజని, రామదాసు కీర్తనలు, 7—00 తె. వా., 7—15 సంగీత మాధురి, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 కృతి అవతరణ కార్యక్రమం, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమం: (హైదరాబాదునుండి రిలే), 1—00 పేరంటం, 1—30 పరవిక్రయం,(మూడవభాగం), 1—50 తె. వా. 3—30 అఖిలభారత సంగీత కార్యక్రమమునుండి 3—45 ఉన్నత పాఠశాలలకు, 4—15 వాతావరణ సూచన, సాయంత్రము: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమం, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమం, 7—30 సాహిత్య నందిని,(హైదరాబాద్ నుండి రిలే), 7—45 గాన కైరాలి, సంగీత కదంబ కార్యక్రమం,(తిరువనంతపురం నుండి రిలే), 9—00 ఆం. వా., 9—15 కల్యాణ, 9—30 కథాకళి, ఉత్తరా స్వయంవరం, ఇరయిమ్మయిన్ తంపి, (తిరువనంతపురం నుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 త. వా., 7—30 ఎస్. సుశీలా నారాయణన్, వయొలిన్, 8—00 మధురగీతం, మధ్యాహ్నం 1—00 భజన కీర్తనలు, 1—15 వాద్యగోష్ఠి: 1—30 గానమంజరి, 1—40 హిం. వా. 1—50 గీతమంజరి, 2—00 త.వా., 2—40 వాతావరణ సూచన, సాయంత్రము: 5—30 కె. ఎస్. రాజం అయ్యంగార్, 7—15 త. వా. 7—30 ఫిల్మ్గీతము, 7—45 తిరుప్పావై, 9—00 సంగీతమాల, 9—15 హిందీ పాఠము జి. సూర్యనారాయణమూర్తి, 9—30 కథాకళి ఉత్తరా స్వయంవరం: ఇరయిమ్మన్ తంపి, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాసు ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాసు ఎ వలె, 8—00 ఆం. వా., మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె 1—00 మద్రాసు ఎ వలె, 1—30 ఆం. వా., 1—40 గానమంజరి, 1—50 తె. వా., 2—00 మధురగీతం, 2—10 మద్రాసు ఎ వలె, సాయంత్రము: 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు,)ఆంగ్లము, 6—00 ఆం. వా., 6—05 మద్రాసు ఎ వలె, 6—20 ఎస్. సరోజిని, 7—00 తె. వా.) 7—15 గోటువాద్యం, వినయ విద్వాంసుడు, 7—30 తిరుప్పావై, 7—45 గాన కైరలి, కేరళ సంగీత కదంబ కార్యక్రమం, (తిరువనంతపురం నుండి రిలే), 9—00 ఆం. వా., 9—15 ఉత్పత్తు ఉర్విన్ నాటిక(తమిళము), ఉమా గురుమూర్తి, 10—00 రేడియో సంగీత సమ్మేళన్ నుండి, 10—30 ప్రసార సమాప్తి.

రెడ్క్రాస్ శిక్షణ తరగతులు

బందరు, ఫిబ్రవరి 1:— కృష్ణాజిల్లా రెడ్క్రాస్ సంఘ యాజమాన్యమున ఇటీవల జూనియర్ రెడ్క్రాస్ శిక్షణ తరగతులు నోబుల్ హైస్కూలు ఆవరణలో జరిగెను. ఇందు ఎలిమెంటరీస్కూళ్ళ ఉపాధ్యాయ, ఉపాధ్యాయినులు దాదాపు 150 మంది శిక్షణ పొందిరి. ప్రారంభదినమున మున్సిపలు కమీషనరు శ్రీ ఎస్. ఎం. మురుగా... పతాకోత్సవము జరిపిరి. శ్రీ పన్నాల వేణుగోపాలరావు మున్సిపలు ఛైర్మన్ ప్రారంభోపన్యాసము చేసిరి. నిన్న సాయంకాలము ముగింపు ఉత్సవమునకు కాప్టెన్ కుక్, నోబుల్ హైస్కూలు కరస్పాండెంటు అధ్యక్షత వహించిరి. జిల్లా కలెక్టరు శ్రీ బి. పి. గంగోపాధ్యాయ ఆమంత్రిత ఉపన్యాసము జరిపిరి. డా. నూకాడ ప్రకాశరావు కార్యదర్శి వందనా ర్పించిరి.

భారతీయ సంస్కృతి మహాత్మ్యాలు

(మన విలేఖరి)

బందరు, ఫిబ్రవరి 2:— బందరు హిందూకళాశాల విద్యార్థి సంఘం యాజమాన్యాన భారతీయ సంస్కృతి మహోత్సవాలు, కళాశాల ఆడిటోరియంలో వైభవంగా జరుపబడ్డవి. జిల్లాజడ్జి శ్రీ జె. ఎస్. వ్యాసు ఉత్సవాలకు ఉపక్రమణ జరిపారు. వారు భారతీయ సంస్కృతి, సంస్కారాల విశిష్టతను గూర్చి, దానికి మూలాధారమైన సంస్కృత భాషా వాఙ్మయం నేటి జీవనంలో... వ్యాస, వాల్మీకి, ... మహాకవుల ప్రత్యేక కవితను గూర్చి పేర్కొన్నారు. అవాంతర పరిస్థితులలో విప్లవకశోలు, వికారాలు సంస్కృతాలు భారత... వాటిన్నిటినీ తనలో ఇముడ్చుకుని, భారతీయ సంస్కృతి నిలవగలిగిందంటే, దాని ప్రాధాన్యత తెలియగల దన్నారు. విజ్ఞానికి ఆహార, విహారాలలో, ప్రవృత్తులలో, వేషభాషలలో భారత రాష్ట్రాలు వేటికవే విశిష్ట లక్షణాలు కలవైనా యీ అన్నిటినీ కూడకట్టుకొని ఒకేఒక భారతీయ సంస్కృతిని పై కుచించగలశక్తి యీనాడు పైగల దన్నారు. నానాటికి పెరుగుతున్న సంస్కృతి పేరిటగల మణి అయ్యే కుసంస్కారాలను, ప్లాస్టిక్ కల్చర్, కొబ్బరియ్యాటలు... సంస్కృతులుగా వాటిని గర్హించారు.

ఉపసభకు ప్రిన్సిపాల్ శ్రీ గోపాలశాస్త్రి అధ్యక్షత వహించారు.

మరిరోజు ఉపసంహారోత్సవమునకు గుడివాడ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ ఎ. ఎల్. త్యాగరాజు అధ్యక్షత వహించి, హిందూకాలేజీ అనే చక్కని పేరు గలందుకు యీకాలేజీ విద్యార్థులను అభినందించారు. 'హిందూ' పద మూలార్థముమ వివరిస్తూ, నేడు భావిస్తున్నట్లుగా సంకుచిత అర్థముగాక భారతీయ సంస్కృతికి యీపదము చిహ్నమన్నారు. భారతీయ సంస్కృతి హద్దుల మధ్య యిమిడి వుండేదికాదని, ఏ సంస్కృతిని తనలో ఇముడ్చుకొని, తను విస్తరిల్లుతూ వచ్చిందని అన్నారు. కాలేజీ విషయంలో మాట్లాడుతూ ఆంధ్రలోగల కాలేజీలలో ప్రముఖస్థానం వహిస్తున్నదని విద్యా ప్రమాణాలలోకూడా ఉన్నత స్థాయి సాధించిందని అభినందించారు.

బందరు యొక్క ప్రాచీన చారిత్రక ప్రాముఖ్యాన్ని జ్ఞప్తిచేస్తూ యీవూరు, యీకాలేజీలో చదివే విద్యార్థులు తమ బాధ్యతలను గుర్తెరిగి భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు అలవర్చుకొని ఉన్నత పదవులు కావాలని హితవుపలికారు.

విద్యార్థి సంఘం నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, సంగీత, గీతాపఠన, నాటకాది పోటీలలో బహుమతులను శ్రీమతి త్యాగరాజు పంచిపెట్టారు.

స్వాతంత్ర్యదినోత్సవంనాడు శ్రీ గౌరీనాథశాస్త్రి పతాకారోహణ చేయగా దేశము—స్వాతంత్ర్యము:—యువకుల కర్తవ్యములను గూర్చి శ్రీ కాశీనాధుని పూర్ణ మల్లికార్జునుడు, డా: రాళ్లపల్లి అచ్యుతరామయ్య ప్రసంగించారు. సభలకు శ్రీ చిట్టా బాలకృష్ణశాస్త్రి అధ్యక్షత వహించారు. ఈ క్రింది ఉపన్యాసములు జరిగెను. ఆముదార్ల గోపాలరావు — ఆకాశవాణి విజయవాడ — భారతీయ కళలు, శ్రీ డి. రామకృష్ణయ్య—బెల్మొంట్ కాలేజీ రాజమండ్రి:—మతము—తత్వశాస్త్రము: శ్రీ శ్రీనివాస చక్రవర్తి, 'నాట్యకళ' సంపాదకులు—భారతీయ నృత్యనాటకములు' శ్రీ అధరబాబు—హిందూకళాశాల బందరు— భారతీయసంస్కృతి.

అనుకరణ లోక్సభ జరిగింది. ఏలూరు కాలేజీ లెక్చరరు(హిందూ కాలేజీ పూర్వవిద్యార్థి) శ్రీ ఎం. రామకృష్ణారెడ్డి, స్పీకరు స్థానమలంకరించి చక్కగా నిర్వహించారు.

గుడివాడ వాస్తవ్యులు శ్రీ కోట వీరాంజనేయశర్మ, అష్టావధానం చేశారు. శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి అధ్యక్షత వహించారు. పుర ప్రముఖులు పెక్కుమంది సభ నలంకరించారు. అవధానము ఆకర్షవంతంగా నడచింది. అధ్యక్షులు శ్రీ వీరాంజనేయులును అభినందించారు.

ఈ సాంస్కృతిక సభల సందర్భములో, అంబికా సిస్టర్సు కుమారి సావిత్రి, కుమారి మృణ్మయి చక్కని భరత నాట్య ప్రదర్శన యిచ్చారు.

కుమారి శ్రీరంగం గోపాలరత్నం—ఆకాశవాణి, విజయవాడ— హరికథ జరిపారు. కళాశాల విద్యార్థిని కుమారి వి. అన్నపూర్ణ—లలిత సంగీతం ప్రదర్శన మిచ్చారు.

అధ్యాపకవర్గ తోడ్పాటుతో, విద్యార్థి సంఘం కార్య నిర్వాహకులు, శ్రీ బి. వెంకటేశ్వరరావు, శ్రీ ఎం. వి. భాస్కరరావు, శ్రీ డి. అంజయ్య, శ్రీ కె. నరేంద్రబాబు ఉత్సవాలను చక్కగా నిర్వహించారు.

ఇంద్రియ నిగ్రహదృష్ట్యా సంతాననిరోధ ఆవశ్యకత

ప్రజలకు బోధించాలని గవర్నర్ అభిభాషణ

హైదరాబాద్, ఫిబ్రవరి 3:— ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ భీమసేన్సచార్, నేడిక్కడ కుటుంబ నియంత్రణ కార్యకర్తల సమావేశంలో వీడ్కోలు ఉపన్యాసమిస్తూ, సంతాన నిరోధనమేది, ఆర్థికరీత్యా మాత్రమే కాకుండా, ఇంద్రియ నిగ్రహ దృష్ట్యా కూడా ఆత్యావసరమని, ప్రజలకు బోధించాలని సూచించారు.

బాపూజీ గ్రంథాలయ వార్షికోత్సవం

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి 1:— బాపూజీ గ్రంథాలయ వార్షికోత్సవం శ్రీ ఐ. రామయ్య అధ్యక్షతన జరిగింది. శ్రీ వి. రంగయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. కుమారీలు— విజయ, అనంతలక్ష్మి ప్రార్థన చేశారు.

కార్యదర్శి శ్రీ కె. గురునాథం వార్షిక నివేదిక సమర్పించారు.

ఈ క్రింది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు: అధ్యక్షుడు శ్రీ కె. రామలింగం, ఉపాధ్యక్షుడు: కార్యదర్శి శ్రీ సి. పురుషోత్తం, సహాయ కార్యదర్శులు: శ్రీ కె. గురునాథం, శ్రీ వి. సత్యనారాయణ, మేనేజరు: శ్రీ బి. నారాయణ మరి ఒక తొమ్మిది మంది సభ్యులు.

వివిధ రంగాలలో అఖిలభారత సర్వీసులు

అదనువచ్చినప్పుడు సమర్థుల నియామకానికై అవసరమని ఉపరాష్ట్రపతి సూచన

బొంబాయి, ఫిబ్రవరి 4:— ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, నిన్న యిక్కడ జరిగిన అఖిల భారత యింజనీర్ల విస్తృత సమావేశంలో ప్రసంగిస్తూ, అదను వచ్చినప్పుడు ఒకానొక ప్రత్యేక కార్య నిర్వహణార్థం, సమర్థవంతులైన వ్యక్తులు లభించడానికి వీలుగా, జాతీయ కార్యకలాపాల వివిధరంగాలలో అఖిలభారత సర్వీస్లను ఏర్పాటు చేయడం మంచిదని సూచించారు.

ఈ సూత్రాన్ని ప్రధాన సర్వీస్లకు అనువర్తింపచేయాలని, దీని ప్రధాన ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించగలవని తాము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు.

దేశాన్ని ప్రస్తుతం దారిద్ర్య క్షుద్బాధలు పట్టి పీడిస్తున్నవని, ఇది ప్రతివ్యక్తి ఎదుర్కోవలసిన సవాల్ అని, కోటానుకోట్ల ప్రజలు దారిద్ర్యపీడితులై క్షుధార్తులై "అన్నమో రామచంద్రా" అని అలమటిస్తూవుంటే, భవనాలలో నివసిస్తున్న వ్యక్తులు తాము సుఖంగా వున్నామని మాత్రం అనుకోరాదని, అలా అనుకోవడం ఆత్మవంచన పరవంచన కాగలదని డాక్టర్ రాధాకృష్ణన్ హెచ్చరించారు.

ఇట్టి పరిస్థితులలోనే విప్లవాలు ఉద్భవిస్తూ వుంటాయని, అట్టి హింసాపూరిత వాతావరణం అలవిత్తుకుండా చేయాలంటే భారత దేశంలో ఆకలిని పేదరికాన్ని తుదముట్టించాలని ఆయన ఉద్ఘాటించారు. ఇట్టి దోరణులు తొంగిచూడకుండా నిరోధించడానికై మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభింపబడ్డాయని, కాని నిష్క్రియాపరత్వం, నిర్లిప్తత, నిర్లక్ష్యం ప్రబలినందువల్ల, అనుకున్నంత అభివృద్ధి కనిపించక కొంతవరకు మాత్రమే కృషి జయప్రదమైనదని, కాగా చేయవలసిన పనులు ఎన్నెన్నో అలాగే వుండిపోయాయని ఆయన అన్నారు. ఏదో చేశామన్న పేరుకి ఇక్కడ కొంత అక్కడ కొంత జీలుగుపని కూడదని, దేశాన్ని పూర్తిగా అమూలాగ్రంగా ఆధునికవంతం చేయాలని, మనదేశ అభివృద్ధిపట్ల ఇంజనీర్లు చెప్పుకోతగిన కృషి కావించినప్పటికీ అందరిలోనూ చివరకు రాజకీయనాయకులలో సైతం యిప్పుడు నిస్పృహ నిరాశ ఆవహించి వున్నవని ఆయన తమవిచారాన్ని ప్రకటించారు.

ఇంజనీరులు దీక్షగా తమ ఉద్యోగ ధర్మాలను నెరవేర్చాలని, దేశాన్నిపట్టి పీడిస్తున్న దారిద్ర్యాన్ని నిర్మూలించే విషయంలో అధికారులకు తోడ్పడాలని చెబుతూ ఉపరాష్ట్రపతి డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ యింకా ఇలా అన్నారు:

"దారిద్ర్యాన్ని సన్యాసి హర్షిస్తాడు. త్యాగబుద్ధితోను, మానవ సంక్షేమాభివృద్ధి కోసమూ దారిద్ర్యాన్ని అతడు తనకు తానుగా కోరుకుంటాడు. అటువంటి దారిద్ర్యంతప్ప గత్యంతరం లేనందువల్ల దేశంలోని కోట్లకొద్దీ ప్రజలు అనుభవించే దారిద్ర్య మేమీ ప్రశంసించతగ్గది కాదు. సన్యాసంపేరుతో ఇటువంటిదారిద్ర్యాన్ని ఎప్పుడూ సమర్థించరాదు."

"ఇంజనీర్లు తమ వృత్తికి గౌరవం చేకూర్చేవిధంగా దేశాభ్యుదయానికి దోహదంచేసేవిధంగా దీర్ఘకాలం నిలిచివుండేదాన్ని సాధించడానికై తమ జీవితాలను అర్పించాలనే అభిప్రాయం ప్రజలకు కలిగేవిధంగా ప్రవర్తించాలి."

మహాత్మాగాంధి నాయకత్వాన దేశాన్ని ఉత్తేజపరిచి, స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిన త్యాగబుద్ధి, కార్యదీక్ష ప్రజలలో, ఇంజనీర్లలోనే గాక రాజకీయవాదులలో కూడా లోపించినవని ఆయన అన్నారు. ఈ గుణాలకు బదులు అధికార వ్యామోహం ప్రబలినదనీ, ఏ వృత్తివారు ఆ వృత్తి ప్రాధాన్యాన్నిగురించి అతిగా చెప్పడం జరుగుతున్నదనీ, ఇది చాలా ప్రమాదకరమైన విషయమనీ ఆయన హెచ్చరించారు. దేశనాయకులలో మానవత్వం, కారుణ్యం లోపించిన కారణంగా గొప్ప దేశాలుకూడానాశనమై పోయినవని ఆదేశాల నాయకులు మేధావంతులైనప్పటికీ, ఆదేశాల అభివృద్ధి ఉన్నతస్థాయి నందుకొని వున్నప్పటికీ ఇలా జరిగిందని డాక్టర్ రాధాకృష్ణన్ హెచ్చరించారు.

సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ

పంచాయతీలద్వారాకూడా జరిపించాలన్న సూచనకు ప్లానింగ్ కమిషన్ విముఖత

ఢిల్లీ, ఫిబ్రవరి 3:— దేశంలోని వివిధ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించదగు సంస్థల విషయంలో అత్యున్నతస్థాయిని తర్జనభర్జనలు జరుగుతున్నవని తెలుస్తున్నది.

కేంద్రసాంఘిక సంక్షేమసంస్థ, రాష్ట్రంలోని దాని అనుబంధ సంస్థలు, భారత్ సేవక్ సమాజం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను పంచాయతులకు అప్పగించాలనే సూచన ఒకటి జరిగింది.

కేంద్ర సాంఘిక సంక్షేమసంస్థద్వారా ఆర్థిక సహాయంపొందే వేర్వేరు ప్రాజెక్టులకు 25కోట్ల రూపాయలు మొత్తం కేటాయించబడింది. ఇది 30 కోట్ల రూపాయలకు హెచ్చించబడవచ్చు. సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తించే కేంద్రాలు దేశంలో 3,968 వున్నాయి. ఇప్పటికి 682 ప్రాజెక్టుల నిర్వహణ సాగుతూవుంది. కొత్త ప్రాజెక్టులను నిర్వహించడానికి తాము సిద్ధంగావున్నామని మరో 2,000 సంస్థలు సిద్ధపడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులను వీటికి అప్పగించాలనే ఆలోచన జరుగుతూవుంది.

ఒక ప్రణాళికాకాలంలో భారత్ సేవక్ సమాజ్ కి అది నిర్వహించే వేర్వేరు కార్యక్రమాలకు అయిదు కోట్ల రూపాయ లివ్వబడుతూవుంది.

ఈ పథకము పంచాయతులకు కూడా అప్పగించాలని, ఈ విధంగా ప్రభుత్వాలద్వారా వాటికి ఆర్థిక సహాయం అందజేయవచ్చునని ఒకసూచన జరిగింది. ఆ సూచనను ప్రధాని శ్రీ నెహ్రూ బలపరిచారు.

అయితే పంచాయతులు యింకా ప్రారంభదశలోనే వుండడం, వాటికితగు అనుభవం లేకపోవడం, పైగా గ్రామాలలో పార్టీ తగాయిదాలు—వీటిదృష్ట్యా వాటి ద్వారా ఈ పనులు చేయించడంకంటే అనధికార, ఐచ్ఛిక సంస్థలకు అప్పగించడమే మంచిదని ప్లానింగ్ కమిషన్ అభిప్రాయపడుతూవుంది.

గూడూరు, ఫిబ్రవరి 1:— మద్యనిషేధ చట్టం జయప్రదంగా అమలు పర్చబడటంలేదనే కారణంతో రాష్ట్రంలో మద్య నిషేధాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరడానికి గూడూరు మున్సిపల్ కౌన్సిల్ నిన్న ఏకగ్రీవంగా తీర్మానించింది.

విద్యుచ్ఛక్తి సరఫరాకై అదనంగా 18 లక్షలు

అనేక గ్రామాలలో విస్తృత కార్యక్రమానికై ఆంధ్రప్రదేశ్ విద్యుత్బోర్డుచే మంజూరు

హైదరాబాద్, ఫిబ్రవరి 4:— ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తిబోర్డు అనేక గ్రామాలలో విద్యుత్ సరఫరా విస్తృత కార్యక్రమానికై మొత్తం 18,15,150 రూపాయలను మంజూరుచేసింది.

ఈ మొత్తంలో రు 2,37,640 చిత్తూరు తాలూకా కమ్మంపల్లి, కసిరెల్ల, మునగగు గ్రామాలలో విద్యుత్ సరఫరా విస్తరణకై కేటాయింపబడ్డాయి.

హైదరాబాద్జిల్లాలోని కవితపినగరం మున్నగు 5 గ్రామాలకు రు 2,69,900 మంజూరయాయి. కర్నూలుజిల్లా గిద్దలూరు తాలూకాలోని కృష్ణమశెట్టిపల్లి, కంచిపల్లి గ్రామాలలో విద్యుద్దీపాలు వేయడానికై 1,02,860 రూపాయలు కేటాయింపబడ్డాయి. వరంగల్ జిల్లా వరంగల్ తాలూకా మునుగొండ మున్నగు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు 46,66,740 రూపాయలు ఖర్చుచేయబడతాయి.

వరంగల్ తాలూకాలో ఉరంకొండ, వంగపాడు, ఆత్మకూరు, ఆరేపల్లి గ్రామాలలో విద్యుచ్ఛక్తి సరఫరాకు 4,67,350 రూపాయలు శాంక్షన్ అయాయి.

కర్నూలుజిల్లా పత్తికొండ తాలూకాలోని కందనతి, కడివెళ్ల గ్రామాలకు రు 1,29,360 శాంక్షన్ అయాయి.

గుంటూరుజిల్లా పల్నాడు తాలూకాలోని ఓటులేకునిపల్లి, ధరివేములు, తోడుర్తి, ధర్మవరం గ్రామాలకు 1,41,300 రూపాయలు మంజూరు అయాయి.

మహబూబాబాద్, ఫిబ్రవరి 2:— తట్టుపల్లి దొమ్మికేసుకు సంబంధించిన ఎనిమిది క్రిమినల్ కేసులను విచారణనిమిత్తం వర్ధంపేట మున్సిఫ్ మేజిస్ట్రేట్కు వరంగల్ జిల్లా సెషన్సుజడ్జి బదిలీ చేశారు.

గాల్వావో చే 'శాంటా మేరియా' స్వాధీనం

శ్రీమతి అరుణఅసఫాలీ వ్యాఖ్య

ఢిల్లీ, ఫిబ్రవరి 4:— శాంటామేరియా నౌకను కెప్టెన్ గాల్వావో స్వాధీనం చేసుకోవడం పోర్చుగల్లో సాలజార్ నియంతృత్వాధికారానికి వ్యతిరేకంగా సంఘర్షణ సాగిస్తున్న ప్రజాస్వామిక వర్గాలకు అత్యధికమైన ఉత్తేజాన్ని కలిగించిందని గోవా జాతీయోద్యమ ప్రచారసంఘానికి అధ్యక్షురాలైన శ్రీమతి అరుణ అసఫాలీ నేడు రాజస్థాన్లో గోవా స్వాతంత్ర్య కృషికి తోడ్పాటును సమకూర్చుకొనడంకోసం, రాజస్థాన్లో పర్యటనకు బయలుదేరడానికిముందు పేర్కొన్నారు.

క్లబ్లలో సేవించేమద్యానికి పరిమితి

కేంద్రప్రభుత్వ సూచన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3:— మద్యనిషేధం అమలులో లేనిచోట, హోటళ్లలో, క్లబ్లలో మద్యాన్ని బహిరంగంగా త్రాగే పద్ధతిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ ప్రాంతాల అధికారులు ప్రయత్నించాలని కేంద్రప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ జారీచేసింది.

లైసెన్స్ పొందిన మద్యాన్ని కూడా సాధ్యమైనంతవరకు తగ్గించడానికి ప్రయత్నించాలని కేంద్రం సూచించింది కాని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సూచనను తిరస్కరించాయి.

చరితార్థుడైన జాలరి

మైమిబీచ్, ఫిబ్రవరి 4:— ఫిలిప్ డేవిస్ అనే 74 ఏళ్ళ జాలరి నిన్న పగలల్లా సముద్రములో వేటాడి వేటాడి, చిట్టచివరకు "అత్యద్భుతమైన సంపదను" వలవేసి దక్కించుకొని తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. అతని వలకు చిక్కినది చేప కాదు. నాలుగ కాదు—నీట మునిగిపోతూ, చావు బ్రతుకులసంధిలో విలవిల్లాడిపోతున్న ఒకానొక మానవప్రాణి!

డేవిస్, తన పడవమీద నిల్చుని, ఆయు చూడగానే సముద్రతీరాన అల్లంత దూరాన ఉత్తుంగ కెరటాల పూయెలలో బంతివలె అటు ఇటు నర్తించే ఆ పిల్లవాడు కనిపించాడు. వెంటనే డేవిస్ అటు వల విసిరి, ఆ పిల్లవాడి చొక్కాకు కొక్కెం తగిలించి, నీట తేల్చుకుంటూ, దగ్గరకు లాగుకొని పాదిని పట్టుకొని ఆ పిల్లవాని పొత్తికడుపును మెల్లమెల్లగా ఒత్తుతూ, పొట్టలోని నీరును బయటకు రప్పించాడు. పిల్లవాడు తేరుకున్నాడు. బ్రతికి బయట పడ్డాడు. ఆ పిల్లవాడి బరువు 35 పౌనులు.

దేశాని కంతటికీ ఒకే గోధుమమండలం

ఏర్పరచే అవకాశముందన్నట్లు వార్త

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 4:— ఆహార పరిస్థితి మెరుగయినందునా, గోధుమ పంట ఈ ఏడాది బాగున్నందునా, మొత్తం దేశానికంతటికీ ఒకే గోధుమమండలాన్ని ఏర్పరచే అవకాశాలు ఎక్కువయ్యాయి. రాష్ట్రాలమధ్య గోధుమ రవాణాపై విధించిన నిర్బంధాలను తొలగించాలని కేంద్ర ఆహారశాఖవారు ఆలోచిస్తున్నారు.

ఈ నిర్బంధాలను తొలగించాలన్న ప్రతిపాదన చాలరోజులుగా పరిశీలన లో ఉన్నది. దేశంలో ఏర్పాటు చేసిన ఆహారమండలాలు సవ్యంగా నిర్వహించబడుతున్నందున దేశానికంతటికీ ఒకే గోధుమ మండలాన్ని ఏర్పరచాలని కేంద్ర ఆహార శాఖ ఆలోచిస్తున్నది.

గోధుమ మండలాన్ని ఏర్పరచడానికి దేశంలో ఏరాష్ట్రం వ్యతిరేకించడంలేదు. రాష్ట్రాలతో సంప్రతించకుండానే గోధుమమండలాన్ని కేంద్రం ఏర్పాటు చేయడానికి వీలున్నది.

ప్రస్తుతం ప్రభుత్వందగ్గర గోధుమ నిల్వలు 15 లక్షల టన్నులవరకు ఉన్నాయి. ఇదికాక ప్రతిసంవత్సరం 40 లక్షల టన్నులమేరకు అమెరికానుండి గోధుమ దిగుమతి చేస్తున్నారు.

'ప్రతిపక్షం నిర్దిష్ట విధానంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల్గాలి'- లార్డ్ మారిసన్ ప్రసంగం

బొంబాయి, ఫిబ్రవరి 3:— మంత్రులకు పార్లమెంటుకు మధ్య, పత్రికలకు ప్రజాభిప్రాయానికి మధ్య అధికారాలు సమంగా, సున్నితంగా విభజించబడినవన్న విషయాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మున్ముందు గుర్తించవలసి ఉన్నదని బ్రిటిష్ లేబర్పార్టీ నాయకుడు లార్డ్ మారిసన్ నేడిక్కడ చెప్పారు.

పార్లమెంటుమీద మంత్రులకుగానీ మంత్రులమీద పార్లమెంటుకుగానీ, మంత్రులకు పత్రికల మీదగానీ, ప్రజాభిప్రాయం మీదగానీ శాశ్వతంగా ప్రాబల్యం ఉండవని, అందుచేత ఇవన్నీ ఈ అధికార విభజనను అస్తవ్యస్తం చేయకుండా చాల జాగ్రత్తగా ఉంచాలని మాజీ బ్రిటిష్ ఉపప్రధాని అన్నారు.

సర్ దొరాబ్జీ టాటా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బొంబాయి విశ్వవిద్యాలయ స్నాతక భవనంలో ఏర్పాటుచేసిన ప్రసంగాలు ఇవ్వనున్న ఆయన ఈ విషయాలు చెప్పారు. ఆయన ఇవ్వనున్న మూడు ఉపన్యాసాలలో ఇది చివరిది. "బ్రిటన్లో శాసన సభకు ప్రభుత్వానికి గల సంబంధం, ఆర్థిక విషయాలపై శాసనసభ కంట్రోలు — స్థానిక పరిపాలన" అనే విషయాలపై ఆయన నేడు ప్రసంగించారు.

మంత్రివర్గం కర్తవ్యాలు, బాధ్యతలు పెరగటంచేత దాని అధికారం కూడ పెరిగిపోయినదని అయితే అంతమాత్రాన అది తన అభిప్రాయాలను, అభీష్టాలను కామన్స్ సభపై నియంతృత్వ ధోరణిలో విధించగలదని దీనిభావం కాదని లార్డ్ మారిసన్ చెప్పారు.

కామన్స్ సభను ప్రేమించని ఏ ప్రధాన మంత్రి పదవీక్షుతుడు కాజాలడనీ, మంత్రివర్గం కామన్స్ సభను గౌరవించి, ఒప్పించటానికే చూడాలని ఆయన అన్నారు.

మంత్రులకు, మంత్రివర్గానికి, పార్లమెంటుకు మధ్యగల సంబంధాలు చాల సున్నితమైనవి, క్లిష్టమైనవి అని వాటిని విదేశీయులు అర్థం చేసికొన లేరని ఆయన చెప్పారు.

ఏదైనా నిర్ణయాలు తీసికొనే సందర్భంలో మంత్రులు, మంత్రివర్గమూ పార్లమెంటును దానిపట్ల తమకుగల బాధ్యతను విస్మరించజాలరని—ముఖ్యంగా కామన్స్ సభను మరచిపోలేరని లార్డ్ మారిసన్ చెప్పారు. బహిరంగంగా ఏదైనా ప్రకటన చేయబోయేముందు వారు పార్లమెంటు ఏమనుకొంటున్నదో, సభ్యుల అభిప్రాయాలు ఎలాఉన్నవో గమనిస్తుంటారనీ, ప్రతిపక్షం అభిప్రాయాన్ని కూడ పరిగణనలోకి తీసికొంటుంటారని ఆయన చెప్పారు. అంతేకాక పత్రికలను, ప్రజాభిప్రాయాన్ని కూడ మంత్రులు గమనించవలసి ఉన్నదని ఆయన అన్నారు.

పార్లమెంటులో అధికారపక్షం బాధ్యతలను గురించి ప్రస్తావించి ప్రభుత్వాన్ని తానేస్వయంగా పని కాని ప్రభుత్వంతనదేనని కాని అధికారపక్షం పొరపడరాదని శ్రీ మారిసన్ వక్కాణించారు. ప్రభుత్వం మొత్తం పార్లమెంటుకు, దేశానికి బాధ్యత వహించాలని ఆయన విశదీకరించారు.

అధికారపక్షంలోని ఎం. పీలు ప్రభుత్వంపై పోరాడదలిస్తే దాని పరిణామాలను కూడ వారు ఆలోచించుకోవలసి ఉంటుందని, ఇలాంటి విభేదామూలంగా వారిపార్టీ బలహీనపడి వచ్చేఎన్నికలలో పరాజయం పొందవలసి రావచ్చునని ఆయన అన్నారు. అందుచేత పార్టీలో ఐక్యతను కాపాడటానికి తగినంత జాగ్రత్త తీసికో బడుతుండని ఆయన చెప్పారు.

ఆధికారిక ప్రతిపక్షం విషయం ప్రస్తావించి అది ప్రత్యామ్నాయ ప్రభుత్వం వంటిదని, ప్రభుత్వం చేసే తప్పులను కనిపెట్టి అభిశంసన మొదలైన వాటిద్వారా తగిన కట్టుదిట్టాలు చేయుటం దానిబాధ్యత అని లార్డ్ మారిసన్ అన్నారు. ఈ అధికారిక ప్రతిపక్షానికి తెలివితేటలుంటే అదినిర్మాణాత్మకమైన ప్రత్యామ్నాయ విధానాలను కూడ రూపొందిస్తుందని ఆయన చెప్పారు.

ప్రతిపక్షం కేవలం ప్రతిగా నిలబడటమే చాలదనీ అది దేశానికి నిర్మాణాత్మకమైన తనసొంత విధానాలను కూడ అందించి, అవసరం, అవకాశం కలిగితే ప్రభుత్వాన్ని నిర్వహించ గలగాలని కూడ ఆయన అన్నారు.

1930 నుండి బ్రిటన్లో ప్రతిపక్షాన్ని అధికారికంగా గుర్తించి ప్రతిపక్ష నాయకునికి ప్రజల ధనంతో కొంత వేతనం కూడ ఇస్తున్నారని ఆయన అన్నారు.

ధనానికి, వ్యయానికి సంబంధించిన విషయాలను గురించి చెపుతూ పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాలన్నింటిలో కామన్స్సభ ఉన్నతాధికారి అని లార్డ్ మారిసన్ చెప్పారు. వ్యయాలను ఆమోదిస్తూ వోటుచేసే సందర్భాలలో ఇటీవల విధానాలను గురించి ఎక్కువచర్చ జరుగుతుండటం మంచిదే కాని ఒకవిధంగా ఇది విచారకర పరిణామమని ఆయన అన్నారు.

సాయుధ దళాల వ్యయాన్ని సభ ఆమోదానికి పెట్టినప్పుడు వెనుకటి రోజులలో సాయుధ దళాలపై పార్లమెంటు ఆధిపత్యం ప్రస్ఫుటం చేయబడుతుండేదని, అందుచేత సైనిక నియంతృత్వం — కనీసం రాజ్యాంగ రీత్యా — అసంభవమన్న విషయం ధ్రువపరచ బడుతుండేదని ఆయన చెప్పారు. సాయుధదళాల వ్యయాన్ని పార్లమెంటు వోటుచేస్తే తప్ప వాటి ఉనికికి అవకాశం లేదని ఆయన అన్నారు.

ఇండియా, పాకిస్తాన్లు చాలవరకు బ్రిటిషు పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరిస్తుండటం చాల సంతోషకరమైన విషయమనీ, ఇది తమకు ప్రశంసగా భావిస్తున్నానని లార్డ్ మారిసన్ అన్నారు.

ఆతర్వాత ఆయన బ్రిటన్లో స్థానిక పరిపాలనను గురించి చెపుతూ ఎన్నిప్రయత్నాలు చేసినప్పటికీ స్థానిక సంఘాల ఎన్నికలలో పార్లమెంటు ఎన్నికలకు పోలైనన్ని వోట్లు పోలుకాకపోవటం విచారకరంగా ఉన్నదని ఆయన అన్నారు.

నేటి ప్రసంగానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై. బి. చావన్ అధ్యక్షత వహించారు. శ్రీ హెచ్. పి. మోడీ ఈ ప్రసంగాలను సమీక్షించి సమాప్తం గావించారు.

పంజాబ్లో బాలికలకు ఉచితంగా విద్య

ప్రభుత్వ ఆలోచన

చండీఘర్, ఫిబ్రవరి 3:— ప్రభుత్వపు హయ్యర్ సెకండరీ పాఠశాలలలో, హయ్యర్ సెకండరీ పాఠశాలలో 9వ తరగతి చదివే బాలికలకు ఉచితంగా విద్య బోధించే పద్ధతి ప్రవేశపెట్టాలని పంజాబ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 9వ తరగతిచదివే బాలురకు వారితల్లిదండ్రుల ఆదాయంనెలకు వందరూపాయలు మించని పక్షంలో సగం జీతం కన్సెషన్గా ఇచ్చే ప్రతిపాదన కూడ కలదని తెలుస్తున్నది.

నిజామాబాద్ బీడీ మజ్దూర్ సంఘం

నిజామాబాద్, ఫిబ్రవరి 3:— నిజామాబాద్ బీడీ మజ్దూర్సంఘం కార్మికమంత్రి శ్రీ ఎస్. రామచంద్రారెడ్డికి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది.

శ్రీ రామచంద్రారెడ్డి జనవరి 31 న ఇక్కడకు వచ్చారు. శ్రీయుతులు కె. అనంతరెడ్డి, ఎ. సీతారాం, తదితరులు మంత్రికి సంఘం తరుపున విజ్ఞాపనపత్రం సమర్పించారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు వెంటనే నిర్ణయించవలసినదిగా కోరారు. ఈ విషయం ఆలోచిస్తామని మంత్రి హామీ యిచ్చారు.

పంచాయతీరాజ్లో ఐచ్ఛిక సేవాసంఘాలు

వాటి ప్రాముఖ్యంపై లోకకార్యక్షేత్రాల సదస్సులో ప్రిన్స్ ముక్రంజా వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 4.— భారత్ సేవక్ సమాజ్ నిర్వహిస్తున్న లోకకార్య క్షేత్రాల ప్రథమ జాతీయ సదస్సు నిన్న సాయంత్రం ఇక్కడకు 32 మైళ్ళ దూరంలో గల సంగారెడ్డివద్ద ప్రారంభమయింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రో—ఛాన్సలర్ ప్రిన్స్ ముక్రంజా సదస్సును ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి శ్రీ యం. నర్సింగరావు అధ్యక్షత వహించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు దేశమంతటి నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు హాజరౌతున్నారు.

ప్రణాళికలోని పథకాలను అమలు జరపడంలో ప్రజలు చిత్తశుద్ధితో, శక్తివంచన లేకుండా కృషి చేయాలని శ్రీ ముక్రంజా విజ్ఞప్తి చేశారు. ప్రజలను ఉత్తేజితులను చేయడమే నాయకత్వ ప్రయోజనమనీ, ఐచ్ఛిక సేవాసంఘాలు, చట్టబద్ధమైన సంఘాలు ఈ ప్రయోజనం కొరకు కృషి చేయాలనీ ఆయన అన్నారు.

"పంచాయతీరాజ్యస్థాపన దృష్ట్యా ఐచ్ఛిక సేవాసంఘాల పాత్రను మనం తిరిగి పరిశీలించవలసి వుంది. సంఘంలో వేళ్ళు విలదొక్కుకున్న ముఖాతత్వాన్ని చట్టబద్ధమైన ప్రజాసంస్థలు ప్రోత్సహించాలి. అందుకు ముందుగా ఈ సంస్థలు ఆయావర్గాల వారి గౌరవాన్ని చూరగొనాలి. ఈ విషయంలో లోకకార్యక్షేత్ర సంఘాల పాత్ర ప్రముఖమైనది, సమర్థవంతమైనది." అని శ్రీ ముక్రంజా వక్కాణించారు.

1952 లో హైదరాబాద్లో భారత సేవక్ సమాజ్ స్థాపించ బడినప్పటి నుంచి ప్రభుత్వ ప్రణాళికలకు ప్రజాసహకారాన్ని సాధించడంలో ఎంతో కృషిచేసిందని, గతరెండు సంవత్సరాల నుంచి లోక కార్యక్షేత్రాలు కూడా ఎంతగానో కృషి జరుపుతున్నాయనీ హోంమంత్రి శ్రీ యం. నర్సింగరావు తమ అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు.

వివిధపథకాలను అమలుజరపడంలో ప్రజలు ఇప్పటికే ఎంతో సహకరిస్తున్నారనీ, అయితే పంచాయతీరాజ్య కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుజరపడంలో మరింత ప్రజాసహకారం అవసరమనీ మంత్రిగారు ఉద్ఘాటించారు.

పార్లమెంటుసభ్యుడు, ఈసదస్సుకు దర్శకుడు అయిన ప్రొఫెసర్ మల్కాని ప్రసంగిస్తూ, ఈ సదస్సు మూడు ముఖ్యమైన అంశాలను చర్చిస్తుందని తెలియజేశారు. ఒకటి: అభివృద్ధి కార్యకలాపాలలో ప్రజల తోడ్పాటు. రెండు: పంచాయతీరాజ్య పథకం. మూడు: నిరుద్యోగ సమస్యాపరిష్కారం.

ప్రతిగ్రామంలోనూ ప్రజలు తమకు అవసరమైన వాటిని గుర్తించి, వాటిని పొందడానికి వీలుగా తమకు తామే ప్రణాళికను సిద్ధంచేసుకోవాలనీ, అప్పుడే వారికి ప్రణాళికా దృక్పథం అలవడి, అభివృద్ధి కార్యకలాపాల విషయంలో ప్రభుత్వంతో సహకరించగలుగుతారనీ ఆయన అన్నారు.

అంతకుముందు శాసనసభ్యుడు శ్రీ కృష్ణమాచారి ప్రతినిధులకు స్వాగతం చెప్పారు. ఈ సదస్సు జయప్రదం కావాలని కోరుతూ ప్రధాని నెహ్రూ, కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖనాయకులు పంపిన శుభసందేశాలను సదస్సుకార్యదర్శి శ్రీ చక్రధారి అగర్వాల్ చదివారు.

రాష్ట్ర లఘుపరిశ్రమలమంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ ఈ సందర్భంలో భారత యువక సమాజ్ వారు ప్రకటించిన "ఆంధ్రప్రదేశ్ (సంక్షిప్త) దర్శిని" పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతివిద్యార్థి తాముడిగ్రీ పొందేలోపుగా తప్పనిసరిగా గ్రామాలకు వెళ్ళి అక్కడి కార్యకలాపాలలో పాల్గొనాలని సూచించారు. పంచాయతీరాజ్య కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో యువకులు సహకరించాలని సూచిస్తూ భారత యువక్ సమాజ్ కృషిని ఆయన ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కమిటీ సాధారణ కార్యదర్శి శ్రీ వి. బి. రాజు ఈ సందర్భంలో ప్రణాళికా ప్రదర్శనకు ప్రారంభోత్సవంజరిపారు.

భారత్ సేవక్ సమాజ్ కార్యదర్శి శ్రీ ఆర్. కృష్ణప్రసాద్ వందన సమర్పణ చేశారు.

ఈ సదస్సుకు హాజరయిన వారిలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి, కేంద్ర ఉపమంత్రులు శ్రీ బి. ఎస్. మూర్తి, శ్రీ జైసుఖ్లాల్హాథీ కూడా వున్నారు.

క్యూబాలో న్యాయమూర్తుల తొలగింపు

(ఆంధ్రప్రభ విలేఖరి)

హవానా, ఫిబ్రవరి 3:— క్యూబా అంతటా పెద్దఎత్తున న్యాయమూర్తులను పదవులలోనుండి తొలగిస్తూ క్యూబా ప్రభుత్వం ఉత్తరువుచేసింది. పదవులనుండి తొలగించబడినవారిలో ఒక సుప్రీంకోర్టు జడ్జి, 114 మంది మామూలు జడ్జీలు ఉన్నారు.

దక్షిణ చైనా కమ్యూనిస్టులలో తిరుగుబాటు

ఒకచోట ధాన్యంగిడ్డంగిని తగలపెట్టారట

(ఆంధ్రప్రభ విలేఖరి)

తైపే, ఫిబ్రవరి 4.— దక్షిణ చైనాలోని క్వాంగ్టుంగ్ రాష్ట్రంలోని ఒక ప్రజాకమ్యూన్ ధాన్యం గిడ్డంగికి కోపోద్రిక్తులయిన రైతులు నిప్పంటించారని కొమింటాంగ్ చైనా వార్తాసంస్థ ప్రకటించింది. కమ్యూనిస్టు అధికారులు తమకు ఆహారపదార్థాలను సరఫరా చేయనందున ఆకలిబాధకు తట్టుకోలేక రైతులు ఈ చర్యకు పూనుకొన్నారట.

కమ్యూనిస్టు అధికారులకు, రైతులకు జరిగిన సంఘర్షణలో ముగ్గురు అధికారులు మరణించారని తెలుస్తున్నది. ఏడుగురు సైనికులకు గాయాలు తగిలాయి.

కమ్యూనిస్టులలో శాంతిని స్థాపించడానికి గ్రామసీమలలోకి సైన్యాన్ని పెకింగ్ ప్రభుత్వం పంపుతున్నది. కాని, డిసెంబరు నెలనుండి అక్కడక్కడ తిరుగుబాట్లు ఎక్కువయ్యాయని కొమింటాంగ్ వార్తాసంస్థ పేర్కొన్నది.

అల్జీరియా ప్రజల విజయం తథ్యం

బొంబాయిలో ఫెర్హాత్ అబ్బాస్ ప్రకటన

బొంబాయి, ఫిబ్రవరి 3.— ఇండియా, తదితర మిత్రదేశాల ప్రజల సహాయ సానుభూతులతో ఫ్రెంచి సామ్రాజ్యవాదులపై అల్జీరియా ప్రజలు తమ స్వాతంత్ర్య పోరాటంలో విజయాన్ని సాధించిరీగలరని అల్జీరియా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాని ఫెర్హాత్ అబ్బాస్ నేడిక్కడ ప్రకటించారు.

కాంగ్రెసు భవనంలో తన గౌరవార్థం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ అల్జీరియా ప్రజలపట్ల భారత ప్రజలు ప్రదర్శిస్తున్న స్నేహసౌహార్దతలకు తానెంతో సంతోషిస్తున్నానని శ్రీ అబ్బాస్ అన్నారు.

భాషావివాదాన్ని రెచ్చగొట్టే వార్తలు

మార్చి 5 వరకు ప్రకటించరాదని పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వు

చండీఘర్, ఫిబ్రవరి 2:— ప్రస్తుతం రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం సాగుతున్నందువల్ల భాషావివాదానికి సంబంధించిన వార్తలనుకానీ, అభిప్రాయాలను కానీ, మార్చి 5 వరకు పత్రికలలో ప్రకటించరాదని పంజాబు ప్రభుత్వం నేడొక ఉత్తరువు జారీ చేసింది.

పంజాబు భాషా వివాదానికి సంబంధించి, యితర రాష్ట్రాల పత్రికలు ప్రకటించిన వార్తలను కూడా రాష్ట్రంలోకి ప్రవేశపెట్టరాదని ప్రభుత్వం నిషేధించింది.

ఆశించిన దొకటి: అయిన దింకొకటి

బుయోనిస్, ఫిబ్రవరి 3 — నేడిక్కడ యాయో పెరోగా అనే వ్యక్తి, పట్టణంనుంచి వస్తువులు కొనుక్కొని వస్తూవుండగా, మార్గమధ్యంలో అతన్ని సాయుధ బందిపోట్లు ఆపివేసి "చేతిలో వున్నది వెంటనే యివ్వకపోతే చంపివేస్తా"మని బెదిరించారు. అతడు ఎట్టి సంకోచం లేకుండా తనచేతిలోని పొట్లాన్ని ఆదొంగలకు సమర్పించి ప్రాణం కాపాడుకొనిగాడు. కాని దొంగలు తీరా అవతలకుపోయి పొట్లం విప్పి ఆత్రుతతో చూసుకోగా, అందులో తాము ఆశించినట్లుగా రూపాయలపోట్లు లేవు. ఆపొట్లం, పాపం వండుకుతిందామని పెరోగా ఇంటికి తీసుకుపోతున్న మాంసపుపొట్లం.

పూవు మీ అదృష్టం చెప్పగలదు



భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదీ, ఏ పరిమైన చర్యను గురించిన్నీ నీవు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డు పైన నీకు ఇష్టమగు ఒక పుష్పము పేరువ్రాసి, నీవు వ్రాయు తేదీ, వేళ వివరములున్నూ, నీ పరిమైన విరునామాయున్నూ వెంటనే వ్రాసి పంపుము.

జ్యోతిష శాస్త్రములోని రహస్య గణితము మూలముగా మేము గణించి నీవు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలోని నీ యొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో నీకు జయము కలుగునో, నీ ఉద్యోగం విషయంలో మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థయాత్రలు, వివాహము, స్త్రీసుఖము, సంతానము, విధి విక్షేపములు, లాటరీ, అకస్మాత్తు ద్రవ్యలాభము మొదలగువానిని గురించి స్పష్టంగా మాసవారిగా వ్రాసి రు. 1—25 లకు మాత్రము వి. పి. గా పంపగలము. వి. పి. చార్జీలు ప్రత్యేకం. దుష్ట గ్రహము లేవయినా వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపగలము. వివరములు మా పూచీపైన పంపబడును. మేము పంపిన ఫోర్కాస్టు మీకు తృప్తిగా నుండనియెడల పైకం వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించిచూడుడు. మీ అడ్రసు ఇంగ్లీషులో వ్రాయండి.

Pt. Dev Dutt Shastri, Raj Jyotishi (AV-3) Jullundur City

జగ్‌జీవన్‌రాం ఉద్ఘాటన

(వ పేజీ తరువాయి)

ఇక ఏమీ ఉంచబోదని ఆయనఅన్నారు.

హరిజన అభ్యుదయానికి ప్రస్తుత సమాజం లది సృష్టించిన దురాచారాలు తీరని ప్రతిబంధకాలుగా ఉన్నాయి. కుల వ్యవస్థ యథాతీతిని వర్ధిల్లాలని హరిజనులుకోరడంలేదు. అది శాశ్వతంగా నిర్మూలించబడాలని వీరు కోరుతున్నారు.

హిందువు అన్న మాట ఒక్కటే, షెడ్యూల్డు జాతికి చెందిన హిందువు,లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన హిందువు—యిటువంటి వ్యత్యాసా లన్నవి ఉండరాదు. ప్రభుత్వ దరఖాస్తులలో కుల ప్రస్తావనను రద్దుచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ విషయంలో హరిజనులకు ఎట్టి అభ్యంతరాలు గాని లేవనీ, ప్రభుత్వ దరఖాస్తులలో కుల వివరాలను పేర్కొనటం వారు మానివేశారని శ్రీ జగజీవన్‌రాం అన్నారు. పైగా అయ్యర్లు, అయ్యంగార్ల మాదిరి తమ పేర్ల చివర వర్ణ సాంకేతాక్షరాలనూ తగిలించుకునే ఆచారం హరిజనులకు లేదనికూడా ఆయన అన్నారు.

పేర్ల చివర వర్ణ సాంకేతాక్షరాలను జేర్చే ఆచారాన్ని నిషేధిస్తూ, ప్రభుత్వం ఒక శాసనం ప్రవేశపెట్టాలని కూడా ఆయన సూచించారు. మహాసభ ఈ విషయంపై ఒక తీర్మానం చేసి, అట్టి శాసనాన్ని అమలులోకితేవడానికి కృషి చేయాలని శాసనసభ్యులకు ఆయన సూచించారు.

ఇంతకీ అన్నింటికంటె ప్రధాన విషయం ఏమిటంటే కుల వ్యవస్థ అనే దాన్ని నిర్మూలించడానికి సాంఘిక విలువలు మారాలి. దేశాభ్యుదయానికి ఇది ఎంతైనా అవసరం అని అన్నారు శ్రీ జగజీవనరాం.

క్రీడాలోకం:

400 మీటర్ల రిలేపోటీలో మద్రాసు జట్టుకు కొత్త రికార్డు

హైదరాబాద్, ఫిబ్రవరి 5:—

అఖిలభారత పోలీస్ ఎథ్లెటిక్ పోటీలలో మద్రాస్ జట్టు నిన్నటి దినం 4×100 మీటర్ల పందెంలో కొత్త రికార్డును స్థాపించింది. 42.5 సెకండ్లలో మద్రాస్ ఆటగాళ్లు ఈ పోటీని పూర్తిచేసి ప్రథమస్థానంలో వచ్చారు. వెనుకటిరికార్డు 43.1 సెకండ్లు, పంజాబ్ ఆటగాళ్లు గత యేడాది ఈ రికార్డును స్థాపించారు.

ఆంధ్ర ప్రదేశ్ ఆటగాళ్ళు42.9 సెకండ్లలో ఈపోటీని పూర్తిచేసి ద్వితీయ స్థానంలో వచ్చారు. వెనుకటి రికార్డును కొంత అధిగమించారు కూడా. 800 మీటర్ల పోటీలో రాజస్థాన్ జట్టుకు చెందిన హజారీరావ్ బ్రహ్మాండమైన నేర్పును ప్రదర్శించి ప్రథమ స్థానంలో వచ్చాడు. చివరి 60 మీటర్లవరకు మూడవ స్థానంలో ఉన్న ఇతడు చివరి క్షణాలలో అందర్నీ వెనక్కి నెట్టివేసి 1 నిమిషం 57.4 సెకండ్లలో గమ్యస్థానాన్ని చేరుకొన్నాడు. పంజాబుజట్టుకు చెందిన బాబూసింగ్,స్వర్ణసింగ్ వరుసగా ద్వితీయ తృతీయ స్థానాలలో వచ్చారు.

ఫలితాల వివరాలు: 800 మీటర్లు: హజారీరావ్,(రాజస్థాన్) ప్రథమస్థానం , బాబూసింగ్ (పంజాబు) ద్వితీయ స్థానం, స్వర్ణసింగ్ (పంజాబు) తృతీయ స్థానం.

4—100 మీటర్ల రిలే: మద్రాసు జట్టుకు ప్రథమస్థానం, ఆటగాళ్ళ పేర్లు: సోమయ్య, ముత్తుకృష్ణన్, మరుదాచలం, తంగప్పన్. ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ద్వితీయ స్థానం, ఆటగాళ్ళ పేర్లు: నాగభూషణం, మహమ్మద్ కాసిమ్, డి. సత్యనారాయణ, సి. హెచ్. వీరయ్య, పంజాబ్ జట్టుకు తృతీయ స్థానం: ఆటగాళ్ళ పేర్లు: హరిభజన్‌సింగ్, జోగీందర్ సింగ్, సాధూసింగ్, సన్వార్ సింగ్.

పంజాబ్ జట్టుకు ఛాంపియన్ షిప్

3వ తేదీన జిమ్నా స్టిక్స్‌లో జరిగిన పోటీల వివరాలు ఇవి:

టీమ్‌ఛాంపియన్‌షిప్ పంజాబ్ జట్టు గెల్చుకొన్నది. మొత్తం పాయింట్లు 509.5, బీహార్ మద్రాస్ జట్లకు ద్వితీయ, తృతీయ స్థానాలు లభించినవి.

హారిజాంటల్ బార్: గండామల్ (పంజాబు) ప్రథమస్థానం,శంగారాసింగ్(పంజాబ్), ద్వితీయ స్థానం దిల్దార్ సింగ్ (పంజాబు), తృతీయస్థానం

వాల్టింగ్: బాచన్‌సింగు (ఢిల్లీ) ప్రథమస్థానం, భగవాన్ సింగ్ (పంజాబ్), ద్వితీయస్థానం, దిల్దార్ సింగ్ (పంజాబ్) తృతీయస్థానం.

ప్యారలల్‌బార్: గండమల్(పంజాబ్) ప్రథమస్థానం, గండామల్ (పంజాబ్) ద్వితీయస్థానం, భగవాన్‌సింగ్ (పంజాబ్) తృతీయ స్థానం.

పామెల్డ్‌హార్స్: గండామల్ (పంజాబ్) ప్రథమస్థానం, రంజిత్‌సింగ్ (పంజాబ్) ద్వితీయ స్థానం, కృపాల్‌సింగు(పంజాబ్)తృతీయ స్థానం.

రోమన్ రింగ్సు: గండామల్ (పంజాబ్) ప్రథమస్థానం, బనార్సీదాస్ (ఢిల్లీ) ద్వితీయ స్థానం, రంజిత్‌సింగు (పంజాబ్) తృతీయ స్థానం

ఎక్‌స్ట్రా ఆటగాళ్ల ఘనత

పెర్త్, ఫిబ్రవరి 5:—

నిన్నటిదినం ఇక్కడజరిగిన ఒక క్రికెట్‌పోటీలో పెర్త్ నగరానికి చెందిన బాసెల్‌డియన్ జట్టు 5 పరుగులలో ఔటయిపోయి ఆస్ట్రేలియన్ క్రికెట్ రంగంలో ఒక వింత రికార్డును నెలకొల్పింది. విచిత్రం ఏమిటంటే జట్టులోని మొత్తంఆటగాళ్ళు ఒక్క పరుగుకూడా సాధించకుండా ఔటయి పోయారు. మరి వచ్చిన ఈ 5 పరుగులు? వాటిని ఎక్‌స్ట్రా ఆటగాళ్ళు సాధించారు.

నెహ్రూ ఉద్బోధ

(వ పేజీ తరువాయి)

దేశంలోని ప్రజలలో నూటికి 90 వంతులు వెనుకబడి వున్నారు. ప్రజ అందరి పరిస్థితి కూడా చక్కబరచవలసి వుంది. దేశంలో డబ్బున్న కొంది మందికి మాత్రమే ఉన్నత విద్య నభ్యసించే అవకాశాలు ప్రస్తుతం కలవు. అయితే, ఎవరికీ విద్య నభ్యసించే అవకాశం లేకుండా పోరాదు. ఈ విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తే, దేశం ముందుకు సాగగలదు.

తృతీయ ప్రణాళికా కాలంలో ఆరునుండి 11 సంవత్సరాల వయస్సులోవుపిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాబోధనావకాశాలు కల్పించబడినవి. ఇది ఇంకా పెద్ద వయస్సులోనివారికి కూడా అనువర్తింపచేయబడగలదు. విద్యార్థులకుఉచిత మధ్యాహ్నపు భోజన సదుపాయం సమకూర్చాలి. ఒక విధమయిన యూనిఫారం కూడా యివ్వాలి.

"సెకండరీ విద్యకు పిమ్మట తెలివితేటలు కల విద్యార్థులకు ఇంజనీరింగు, వైద్యం వంటి ప్రత్యేక శాఖలలో ప్రావీణ్యసముపార్జనకు సంపూర్ణమయిన సహాయం చెయ్యబడగలదు.

ఈ పథకాలు ఏదో ఒకజాతికి కులానికీ, వర్గానికి గాక, అందరినీ వుద్దేశించే రూపొందించబడటం ముదావహం."

షెడ్యూల్డు కులాల, జాతుల వారికి ఏవో కొన్ని ఉద్యోగాలు, సౌకర్యాలు సమకూర్చడంవల్ల వారు పురోభివృద్ధిని సాధించలేరు. తమ కాళ్ళపై తాము నిలబడగలిగేవిధంగాపాటుపడగలసమర్థతే ముఖ్యం. ఆ సమర్థతే ఏ వర్గానికైనా అభ్యున్నతిని సమకూర్చ గలదు.

"ఉద్యోగాలు ప్రత్యేకించాలనే మాటే ఉండరాదు. కలకాలం దానినికొనసాగించే అవకాశం లేదు.

"హరిజనులకు, యింకా వెనుకబడివున్న యితర తరగతులవారికి కొన్ని అవకాశాలను కలిగించటం ఒక విధంగా సహాయకరమైనా ఒక విధంగా అది హానికరం కూడా కాగలదు. కాగా ఈ సౌకర్యాలను కొంతకాలం మాత్రమే కలిగించటం సముచితం.

"అందుకనే రాజ్యాంగంలో హరిజనులకు, యితర వెనుకబడిన కులాలవారికి కొన్ని సౌకర్యాలు పది సంవత్సరాలపాటు కలిగించాలనే ఏర్పాటు జరిగింది. అవి యిప్పుడు మరి కొంతకాలం పొడిగించబడింది. అయితే, యిలా ఆగడువు కూడా గడచిన పిమ్మట యిటువంటి సౌకర్యాలు ఏమీ వుండబోవు.

"దేశం అతి శీఘ్రగతిని పురోగమిస్తుంది. అయితే, మనం యిప్పటికిసాధించవలసిన సమస్యలు అనేకం వున్నవి. అటువంటి సమస్యలలో భూవసతి లేనివారిది ఒకటి. ఇతరులతో పోల్చిచూచినప్పుడు వారికి కల సౌకర్యాలు అల్పాతి అల్పం తక్కువ.

"వీరికి సహాయం చేయాలంటే భూమి కావాలి. దేశంలో చాలినంత భూమి లేదు. కనుక, పరిశ్రమలలో వీరికి ఉపాధి కల్పించాలి. ఇందుకనే ప్రణాళికలలో పరిశ్రమలకు అధికప్రాధాన్యమీయబడింది. ప్రజలు ప్రణాళికల లక్ష్యాలను బాగా అర్థంచేసుకోవాలి.

వెనుకబడిన తరగతుల ప్రజలను యితరులను కూడా స్వశక్తిపై ఆధారపడవలసిందని కోరుతున్నాను. దీనికోసమే వంచాయితీ రాజ్యానికి నేను ఎక్కువ ప్రాముఖ్య మిచ్చాను.

"దేశం అతి ముఖ్యమయిన విప్లవ పరిస్థితులలో ముందుకు సాగుతున్నది. పాత వ్యవస్థలు మారిపోతున్నవి. 40 కోట్లమంది ప్రజలలో శాసనం ద్వారా మార్పు గొనిరావడం కష్టం. సాంఘిక ఆర్థిక రంగాలపై మన దృష్టిని కేంద్రీకరించటం ద్వారానే వారిలో మార్పును గొనిరావచ్చు.

స్థూల విషయాలమీద దృష్టి కేంద్రీకరించ

అంగోలాలో జైళ్ళపై సాయుధ దాడులు

ఏడుగురు పోలీసుల మృతి: ముట్టడులు జరిపిన పెక్కుమంది నిర్బంధం

లిస్బన్, ఫిబ్రవరి 4:—

సాయుధులైన మూడువర్గాలవారు పోర్చుగీస్ పశ్చిమాఫ్రికాలోని లువాండీలో ఒక మిలిటరీ ఖైదుపైన, ఒక పోలీసు బారకాసుపైన, ఒక మామూలు నేరస్థుల ఖైదుపైన దాడికి యత్నించిన సందర్భంలో జరిగిన సంఘర్షణలలో ఏడుగురు పోలీసులు నిహతులైనారని లువాండాలోని పోర్చుగీస్ న్యూస్‌ఏజన్సీ లూసిటేనియా నేడు తెలియజేసింది.

లువాండా, అంగోలాలోని నగరం. దాడిజరిపిన వారు ఎంతమంది నష్టపడ్డారో వెల్లడించబడలేదు.

ఇంకా చిన్న వర్గాలవారు యిదే సమయంలో పెక్కుచోట్ల దాడులు జరిపారనీ, ఆ దాడులన్నీ చెదరగొట్టబడిన మీదట శాంతి నెలకొన్నదనీ, ఈ వార్తాసంస్థ పేర్కొన్నది.

లువాండాలో ప్రజలు నేడు మామూలుగా తమ పనులకు వెళ్ళారనీ, ఆఫ్రికనులు నివసించే పేటలో గస్తీ చర్యలు జరుగుతున్నవనీ, ఈ వార్త వివరించింది.

దాడులలో పాల్గొన్నవారిలో డజన్ల కొంది పౌరులు నిర్బంధించబడ్డారనీ, గవర్నరు జనరల్ కార్యాలయం ప్రతినిధి ఒకరు లువాండీ నుంచి టెలిఫోనులో రాయిటరు విలేఖరికి తెలియజేశారు.

"శాంటామేరియా"నౌకపైన దాడి జరిగిన సమయంలోనే అంగోలాలో పెక్కుచోట్ల శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ప్రయత్నాలు జరిగినట్లు కొన్ని రోజులుగా గవర్నరు జనరల్‌కు వార్తలు అందినవని యిక్కడ వెలువడిన ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది.

నిన్న రాత్రి ఉభయ పక్షాలకు కూడా ప్రాణనష్టంసంభవించిందని , అయితే, ఆ నష్టంమరీ హెచ్చుకాదనీ ప్రభుత్వ ప్రకటన. పేర్కొన్నది.

లువాండాలో ముట్టడులు 30 నిముషాలపాటు జరిగినవనీ, ఆ తరువాత శాంతిభద్రతలు నెలకొన్నవనీ, గవర్నరు జనరల్ కార్యాలయ ప్రతినిధి అన్నారు.

ఈ దాడులు జరిపినవారిలో కొందరు రంగుజాతివారు కొందరు శ్వేతజాతీయులూననీ, వీరిలో కొందరు విదేశీయులు కూడా కలరని ఖైదీలను విడిపించడమే ఈ దాడుల ఆంతర్య మయినట్లు కనుపిస్తున్నదని కూడా ఈ ప్రతినిధి అన్నారు.

అంగోలాలోని జాతీయోద్యమ ప్రతినిధి జో హో కార్సోలా ఒకప్రకటనచేస్తూ, తమ ఉద్యమం ప్రస్తుతానికి పోర్చుగలులోని సాలజార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా సాయుధ విప్లవం లేవదీయ దలుచుకోలేదన్నారు.

అయితే, అంగోలాలోని లువాండాలో రెండు జైళ్ళపైన, ఒక సైనిక శిబిరం పైన జరిగిన దాడి ఉద్యమంలోని సైనిక తత్వవాదుల సంకల్పానికి తార్కాణమనీ, తమ ఉద్యమం లువాండాలోను, యితర ప్రధాన నగరాలలోను కూడా సాలజార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుపవలసిందని ప్రజలను అర్థించే కరపత్రాలను పంచిపెట్టించిందని కార్సోలా అన్నారు.

తమ ఉద్యమం చర్యలు కొన్ని అరికట్ట బడినవని కూడా ఆయన అన్నారు.

జైళ్ళలోని ఖైదీల విడుదలను ఆశించి, జరిపిన దాడులు విఫలమైనాయని జాతీయ సమాచార శాఖ కార్యాలయం ప్రకటించింది.

శాంటామేరియా సంఘటన సందర్భంగా యిక్కడకు విదేశ పత్రికా రచయితలు వచ్చివున్న సందర్భంలోనే ఈ దాడులను జరిపించడానికి ఆలోచన జరిగినట్లు తోస్తుందని గాయపడినవారున్న ఆసుపత్రికి అంగోలా గవర్నరు జనరల్ డాక్టర్ ఆల్వారో డా సిల్వా టావరిస్ వెళ్ళి చూశారని కూడా పోర్చుగీసు న్యూస్ ఏజన్సీ లుసిటానియా అన్నది.

భూగర్భంలోకి రాకెట్

రష్యన్ శాస్త్రజ్ఞులచే కృషి ప్రారంభం

మాస్కో, ఫిబ్రవరి 4:—

రోదసీలోనికి పోవడానికి బదులు భూగర్భంలోకి పోగల ఒక రాకెట్ నిర్మాణ కృషిని సోవియట్ వైజ్ఞానికులు ప్రారంభించారని రష్యన్ భూగర్భ శాస్త్రజ్ఞుడు శ్రీ డిమిటీ నలివ్‌కిన్ నేడు సోవియట్ వైజ్ఞానిక శాస్త్ర పరిషత్సభ వార్షికోత్సవ సమావేశంలో పేర్కొన్నారు.

"మనం ప్రస్తుతం రోదసిని మాత్రమే జయిస్తున్నాము. కాని భూమిలో 10నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఏమి జరుగుతున్నదో మనకు తెలియదు. ఇప్పుడు భూగర్భ రహస్యచ్ఛేదన కృషిప్రారంభించాము. ప్రయోగాల తీరుతెన్నులు నిర్ణయించుకొన్నాము. భూగర్భానికి పోయే రాకెట్‌కు ప్రత్యేక లోహాలు అవసరం. అన్నిటికంటె భూమి వయస్సెంతో నిర్ణయించుకోవలసి వున్నాము. అది 300 కోట్లనుంచి 600 కోట్ల ఏళ్ళవరకు వుండవచ్చు. ప్రస్తుత భూగర్భ పరిశోధనల ఫలితంగా దాని వయస్సును మరింత ఖచ్చితంగా నిర్ణయించడం సంభవం కావచ్చు"నని కూడా శ్రీ నలివ్‌కిన్ పేర్కొన్నారు.

చైనాలో దుర్భిక్షం

ఉపప్రధాని చెన్‌యీ ప్రకటన

టోక్యో, ఫిబ్రవరి 5:—

చైనా ఉపప్రధాని చెన్‌యీ, నిన్న పెకింగ్‌లో ఆయనకు సింహళరాయబారి యిచ్చిన విందు సందర్భంలో ప్రసంగిస్తూ గత సంవత్సరం, చైనా దేశం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతిన్నదని, వ్యావసాయక ఉత్పత్తులు తీవ్రంగా నష్టపడిపోయాయని అంగీకరించారు.

సక్రమ సాంఘిక సంబంధాలు

నెలకొల్పబడాలని ఉప రాష్ట్రపతి ఉద్ఘాటన

బొంబాయి, ఫిబ్రవరి 4:—

కుల, భాషా, ప్రాంతీయ తత్వాలు పోవాలంటే సక్రమ విధానంలో సాంఘిక సంబంధాలు నెలకొల్పబడాలని ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ తాతా సాంఘిక విజ్ఞానసంస్థ రజతోత్సవాలను ఇక్కడ ప్రారంభిస్తూ ఉద్ఘాటించారు.

రాజ్యాంగంలో సూత్రాలను పొందుపరచినంత మాత్రంతో సరిపోదనీ సూత్రాలను ఆచరణలో పెట్టాలనీ డాక్టర్ రాధాకృష్ణన్ ఉద్బోధించారు. ఈసంస్థ చేస్తున్న సేవను ఆయన ప్రశంసించారు.

సంపూర్ణానంద్‌వర్గం సమావేశం

లక్నో, ఫిబ్రవరి 4:—

ఉత్తరప్రదేశ్ పూర్వపు మంత్రివర్గ పక్షానికి చెందిన 100మంది కాంగ్రెస్ శాసనసభ్యులు నేడు శ్రీ కమలపతి త్రిపాఠీ గృహంలో సమావేశమై, రాష్ట్రంలో శ్రీ చంద్రభానుగుప్త మంత్రివర్గం ఏర్పడిన నాటినుంచి జరిగిన పరిణామాలను చర్చించారు.

పూర్వపు మంత్రివర్గ పక్షం చెందినవారికి మార్గ దర్శకంగా ఉండే నిమిత్తం ఒక కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని వీరు నిర్ణయించారు. వీరు రేపు తిరిగి సమావేశం జరుపనున్నారనీ, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ సమావేశంలో ఉపన్యసించగలరని తెలుస్తున్నది.

సమావేశానంతరం శ్రీ త్రిపాఠి పత్రికా లేఖరులతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులలో శ్రీ గుప్తా మంత్రి వర్గంతో సహకరించడమన్నది సాధ్యంకాని విషయమని అన్నారు.

ది 8: 2: 61 బుధవారం మధ్యాహ్నం గం 1. 30లకు తెనాలి కాకుమాని శంకరుని సత్రములో ఆంధ్రరాష్ట్ర మునిసిపల్ శానిటరీ మేస్త్రీల సంఘ కార్యనిర్వాహక వర్గ సమావేశం జరుగును.

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపరిశ్రమలు

"కోక్"దొరకని కారణంగా క్లిష్టస్థితి

హైదరాబాద్, ఫిబ్రవరి 5:—

ఆంధ్ర ప్రదేశ్‌లో పరిశ్రమలు క్లిష్టపరిస్థితిని ఎందుర్కొంటున్నాయి. వ్యాగన్ల కొరత వల్ల "కోక్" వాడే చిన్న చిన్న ఫ్యాక్టరీలు విధిలేక మూసివేయవలసి వస్తున్నది.

సాలుకు ఆంధ్ర ప్రదేశ్‌కు ఆరువందల వ్యాగన్లు మాత్రం కేటాయించారు. ఇంజనీరింగు పనులు, లఘుపరిశ్రమలు ఇంటివాడకం, వీటి అన్నిటికీ కలిపి ఆరువందలు వ్యాగన్లు కేటాయించారు.

"కోక్" మూడు రకాలు. గట్టి, "బిస్కెట్" గట్టి, మెత్తని కోక్ అని మూడు రకాలు. పరిశ్రమలకు మొదటి రెండు రకాలు, మెత్తని కోక్ ఇంటివాడకానికి ఉపయోగిస్తున్నారు.

"కోక్" ధర, పంపకం వీటిని కేంద్ర ప్రభుత్వం గ్రివంగా కంట్రోలు చేస్తున్నది. వ్యాగన్లను ప్రాంతీయ రైల్వే అధికారులు కేటాయిస్తారు. ఈకేటాయింపు కొన్ని నిబంధనలను అనుసరించి జరుగుతుంది.

ఇంత అట్ట హాసంతో కూడిఉండినందున "కోక్" పంపకం త్వరగా సాగడం లేదు. గత అయిదు నెలలనుంచీ "కోక్" పంపకం బహుమందగతిలో సాగుతున్నది. కేటాయించిన మొత్తంలో నూటికి అయిదు వంతులు మాత్రం కదిలింది.

వ్యాగన్ల కొరత వల్లనే ఈ క్లిష్టపరిస్థితి ఏర్పడిందని సకారణంగా తేలిపోయింది. నగరంలో కోక్ సరఫరా చేసే ఒక ప్రముఖ వ్యక్తి ఈ విషయం తెలియ జేశారు. బొగ్గు గనుల ప్రాంతములో కోక్ ఉత్పత్తి దారు ఒకడున్నాడనీ, కొన్ని వ్యాగన్లకు సరిపోయే కోక్ సిద్ధంగా ఉందనీ, అయితే వ్యాగన్లుమాత్రం లేవనీ ఆయన తెలియజేశాడని ఈ ప్రముఖవ్యక్తి చెప్పారు.

విశాఖజిల్లా వైద్యసంఘ సమావేశం

విశాఖపట్నం, ఫిబ్రవరి 1 :—

విశాఖజిల్లా ఇండియన్ మెడికల్ సంఘపు సర్వసభ్య సమావేశం శనివారంనాడు కింగ్‌జార్జి ఆసుపత్రిలో జరిగింది.

దక్షిణ రైల్వే

ఈ రైల్వేలో రాయచూరు మీదుగాను, విజయవాడ మీదుగాను, వాల్తేరు మీదుగాను బ్రాడ్‌గేజి గమ్యస్థానములకు, నార్త్ ఈస్టు లైనుమీద బ్రాడ్‌గేజి స్టేషనులకును, వాగన్ లోడ్లలోను, "స్మాల్స్" లోను కన్‌సైన్‌మెంట్ల బుకింగుకు యిప్పుడు వాగన్‌లు సులభంగా లభించును. అందువల్ల వ్యాపారస్తులు ఈ అవకాశమును పూర్తిగా వినియోగించుకొనవలసిందిగా కోరబడుచున్నారు.

మద్రాసు 3—2—61 | చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు.

ప్రకటన

నాణ్యానికి, కలిసిరావడానికీ ఎప్పుడూ వాడండి.

'శేప్ లయన్'—60 అగ్గిపుల్లలు—వింకోసైజు

ఉత్పత్తిదారులు :—

సాత్తూర్ మాచ్‌వర్క్సు కో—ఆపరేటివ్ కాటేజ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్, సాత్తూరు

ఐదుకట్టలు-అంతకుపైనా అయితే-కట్ట (5 గ్రోసులు) రూ. 35. సాత్తూర్‌లోనే అందజేస్తాం. మేనేజరుకు వ్రాయండి.

కివూ సరిహద్దుకు మలయన్ సైనిక పటాలం పయనం

కింజాలోని నైజీరియన్‌లకు కూడా సమితినుంచి అదనపు సైనిక సహాయం

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 4 :—

ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన కివూ, రువాండా ఉరుండీ సరిహద్దులలోని సమితి బలాలకు సహాయంగా యిక్కడి మిత్రరాజ్యసమితి అధికారులు ఫెర్రెట్ సాయుధకవచ శకటసన్నద్ధమైన ఒక మలయన్ సైనిక పటాలాన్ని పంపించారు.

కిపెన్యికి చేరువగా బెల్జియన్ సైనికులకు కాంగోలీస్ బలాలకు మధ్య తీవ్ర సంఘర్షణకు పిమ్మటనే సమితి ఈ నిర్ణయం చేసింది.

మలయా సైనికులు కివూ-ఈశాన్య భాగంలోని గోమా విమానాశ్రయానికి విమానాలలో గొనిపోబడినారు.

రువాండా, ఉరుండీలో బెల్జియం సైనిక బలాలను కేంద్రీకరిస్తూ ఉండటం పట్ల సమితి ఆందోళన పడుతున్నదని యిక్కడపరిశీలకులుఅన్నారు, మని సమితి ప్రతినిధి ఒకరు అన్నారు.

కిండూలో నిన్న పొద్దుపోయిన పిదప యుద్ధ విరమణకు ఏర్పాటు జరిగింది. అయితే, కాంగోలీస్ దానికి కట్టుబడివున్న సైనం ఏమీ తెలియ లేదని సమితి ప్రకటించింది.

విమానాశ్రయం వద్ద చాటున పొంచివుండి కాంగోలీస్ సైనికులు నైజీరియన్ సైనికులపై ముట్టడి జరిపారు. తరువాత వారు వున్న భవనాన్ని చుట్టుముట్టారు. జనరల్ లుండులా వారిని సమితి సైనికులతో పోరాడవలసిందని ఉత్తరువు చేశారు. కానీ యుద్ధ విరమణ జరిగినదీ, లేనిదీ, యింకా తెలియలేదు.

కిండూకు అదనపు నైజీరియన్ బలాలు

ఉమంబా అధిమానులైన 1,500 మంది కాంగోలీస్ సైనికులకు మూడు నైజీరియన్ సైనిక నిభాలకు మధ్య జరిగిన పోరాటం చెలరేగుతున్న కిండూకు సమితి అదనపు బలాలను హుటాహుటిగా పంపింది.

ఈ అదనపు నైజీరియన్‌బలం ఎక్కడనుండి బయలుదేరినదో ఆ ప్రాంతానికి సాయుధ కవచ శకటాలతో మలయన్ సైనికులు పంపబడుతున్నారని. ఓరియంటల్ కివూ రాష్ట్రంలోని 272 మంది అమెరికన్ మిషనరీల కుటుంబాలను జనవరి 30 వ తేదీ నుండి ఉగాండాకు పంపివేస్తున్నా

టింబర్లేక్‌తో కెన్నెడీ చర్చ

వాషింగ్టన్, ఫిబ్రవరి 4 :—

లియోపాల్డ్‌విల్లీలోని అమెరికన్ రాయబారి శ్రీ క్లేయర్ టింబర్లేక్ తో ప్రెసిడెంట్ జాన్ కెన్నడీ నేడు ఒక గంటసేపు సంభాషించారు.

శ్రీ టింబర్లేక్ ఆ తరువాత పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ, కాంగోసమస్య యింకా ఏవిధంగాను పరిష్కారం కాలే దన్నారు.

ప్రెసిడెంటుతో తాను జరిపిన సంభాషణను గురించి వెల్లడించడానికి నిరాకరిస్తూ, ఏ ప్రకటననైనా చెయ్యవలసినది వైట్ హౌస్ సేనని అన్నారు.

కాటంగాలో ప్రస్తుతం నిర్బంధమవున్న శ్రీ హాటెన్ యిమంబాతో సహా ఒక మిశ్రమ కాంగోలీస్ ప్రభుత్వ స్థాపనకు శ్రీ కెన్నడీ ప్రభుత్వం సుముఖంగా ఉందంటూ, వ్యాపించిన వార్తలపై వ్యాఖ్యానించడానికి శ్రీ టింబర్లేక్ నిరాకరించారు.

వీరు చదువతగ్గవి

జీవిత రహస్యాలు: మీ దాంపత్య సుఖాభివృద్ధికి అనేక గొప్ప రహస్యాలు గల పుస్తకం వెల రూ. 3-50.

యువతి : యువతులను గురించి మీ రెప్పుడు కనివిని ఎరుగని అనేక కుతూహల విషయాల మయం. వెల రూ. 3-50.

సంతానం : దాంపత్య సుఖా లనుభవించుచూకూడా, గర్భనిరోధానికి 60 సఫిన మార్గాలు. వెల రూ. 3-50.

దేశసేవ ప్రచురణలు

ఏలూరు, ఆంధ్రకు వ్రాస్తే, అసలు ఖరీదుకే వి. పి. పోస్టుద్వారా మీ యింటికి పంపబడుతుంది.

విజయవాడలో సర్వోదయపక్ష కార్యక్రమాలు

విజయవాడ, ఫిబ్రవరి 5:—

విజయవాడలో జరుగుచున్న సర్వోదయ పక్ష ఉత్సవ సమావేశంలో డాక్టరు కె. అచ్చమాంబ ప్రసంగిస్తూ గాంధీమహాత్ముడు దేశ స్వాతంత్ర్యంకోసం చేసిన కృషికి జోహర్లు అర్పించారు.

ప్రాతఃకాల ప్రార్థనానంతరం శ్రీ మేడూరి సీతారామాంజనేయులు భగవన్నామ స్మరణకూ, అంతఃశుద్ధికీ ప్రాముఖ్యత నివ్వాలని ఉపన్యసించారు.

తులసీరామాయణం శ్రీ చర్ల జనార్దన స్వామి చదివారు.

రాత్రి "ఆడది" అనే నాటికను శ్రీనివాస కళా సమితివారు ప్రదర్శించారు.

మర్నాడు జరిగిన సభలో శ్రీ మానికొండ సత్యనారాయణ ప్రసంగిస్తూ గాంధీజీ ఆశించిన గ్రామస్వరాజ్య లక్ష్యాన్ని వివరించారు. గ్రామస్వరాజ్యమే సర్వోదయ లక్ష్యమనీ ప్రాచీనకాలం నుంచీ మన గ్రామాలు స్వతంత్రంగానే వుండేవనీ, ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఆవ్యవస్థ మారిపోయిందనీ స్వతంత్రం వచ్చినా ఇంకా బానిసత్వంలోనే వుండటం శోచనీయమనీ అన్నారు. ప్రభుత్వకళాశాలలో ఉపన్యాసకులు శ్రీ చతుర్వేదుల రామనరసింహం సర్వోదయ శబ్దార్థాన్ని వివరించి ఈనాడు పాశ్చాత్యుల ననుకరించి భౌతిక వాంఛలను పెంచుకోవడం వల్లనే మనకు కష్టాలు ఎక్కువ అవుతున్నవన్నారు.

అనంతరం నాటిక ప్రదర్శించారు.

హైస్కూలులో అగ్నిప్రమాదం

(మన విలేఖరి)

నిడుబ్రోలు, ఫిబ్రవరి 4:—

జిల్లా పరిషత్ హైస్కూలు వరండాలో స్తంభానికి కట్టిన ఉత్తరాల పెట్టె నిన్నరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి పోయింది. ఇంకొక పెట్టెను దీనిస్థానంలో పెట్టవలసిందిగా హెడ్ మాస్టరు శ్రీ సి. రామారెడ్డి నిడుబ్రోలుపోస్టల్ అధికారులకు తెలియజేశారు. డిప్యూటీ తహసీల్‌దార్ శ్రీ పి.రామారావు ఈచోటు సందర్శించారు.

చిట్ టెండరు నోటీసు

క్రిష్ణా హైవేస్ డివిజన్, చిలకలపూడి.

1961—62 గవర్నమెంటు రోడ్ల మెయింటినెన్సు పనులకు.

(1) సీలు వేసిన పర్సెంటేజీ టెండర్లు నిర్ణయమైనఫారములో గవర్నమెంటు మెయింటినెన్స్ పనులకు తే. 1—3—1961 మధ్యాహ్నము 2—00 గంటలవరకు కృష్ణా డివిజనల్ యింజనీర్‌చే తీసుకొనబడి ఆరోజుననే మధ్యాహ్నము 2—15 గంటలకు రెండుగంటల పదిహేను నిమిషములకు టెండర్లు తెరువబడును.

(2) ప్రతి పనికి టెండరు ఫారములు సెట్టు ఒకటింటికి సేల్సుటాక్సుతో సహా ప్రతి అయిటమునకు ఎదురుగాలిస్టులో వేసిన ఖరీదు చెల్లించి ఆఫీసు పనిచేయు కాలములో గం. 10—30 నుండి 5—00 గం. వరకు టెండరు డాక్యుమెంట్సు డివిజనల్ యింజనీరు వారి ఆఫీసు నుండి దరఖాస్తుమీద పొందవచ్చును.

(3) ప్రథమ ధరావత్తు సొమ్ము, పనులు పూర్తిచేయవలసిన కాలము మొదలగు వివరములు అన్ని పబ్లిక్కు ఆఫీసు నోటీసు బోర్డులో ప్రకటించిన పనుల జాబితాలలో యివ్వబడినవి.

[సం.] టి. వెంకటేశ్వరులు,

డివిజనల్ యింజనీరు (హైవేస్),

చిలకలపూడి, కృష్ణా జిల్లా.

జబల్పూరులో కర్ఫ్యూ

కొట్లాటలు, కాల్పులు చెలరేగిన ఫలితం

జబల్పూర్, ఫిబ్రవరి 4:—

జబల్పూర్ నగరంలో నిన్న ఒక కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం జరిపిన కారణంగా వేర్వేరు కులాలకు చెందిన ఇరువర్గాల మధ్య నేడు తీవ్రమైన కొట్లాటలు చెలరేగి ఒకవ్యక్తి మృతిచెందాడు. పెక్కుమంది గాయపడ్డారు. ఈ కొట్లాటలు కాల్పులు జరుపుకోవడం వరకు వచ్చింది. ఈ సందర్భంగా నగరంలో నేటి మునిమాపు వేళనుంచి రేపటి ప్రాతఃకాలంవరకు కర్ఫ్యూ విధించడం జరిగింది.

తర్వాత ఆవిద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్నట్లు నేటి ఉదయం తెలిసింది.

నగరంలో ఐదుగురుకంటే ఎక్కువమంది సమావేశం కారాదని, ఆయుధాలు ధరించరాదనీ, నిషేధిస్తూ జిల్లా మేజిస్ట్రేటు 144వ సెక్షన్ కింద ఉత్తర్వు జారీచేశారు.

గాయపడినవారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నదని వీరిలో ఐదుగురు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా వున్నారని నేటిరాత్రి ఇక్కడ వెలువడిన అధికార పత్రికా ప్రకటన వలన తెలిసింది.

పోలీస్ కానిస్టేబుల్స్‌లో ఒకనికి గాయాలు తీవ్రంగా తగిలినవట. ఈ కొట్లాటం సందర్భంగా సుమారు 20 మందిని పోలీసులు కస్టడీలోనికి తీసుకొన్నారు. యువతిపై అత్యాచారం జరిపినట్లు ఆరోపించబడిన ఇద్దరు యువకులను కూడా అరెస్టు చేశారు. పరిస్థితి అదుపులోనే వున్నట్లు నేటిరాత్రి అధికారపూర్వకంగా ప్రకటించారు.

ఈ కొట్లాటలు జరిగిన ప్రాంతంలో నిన్న సాయంత్రం ఎవరో ఒక వ్యక్తి ఒక ఇంటిలో నుంచి బయటి వ్యక్తులపై తుపాకితో కాల్పులు జరిపాడనీ తర్వాత పోలీసులు ఆవ్యక్తిని అరెస్టు చేశారని కూడా తెలియవచ్చింది.

నేటి ఉదయం ఈ కొట్లాట వార్త నగరంలో వ్యాపించగానే యువతి చదువుతున్న కళాశాలకు చెందిన విద్యార్థులు సుమారు 400 మంది ఈ సంఘటనపట్ల నిరసన తెలిజేస్తూ నగర వీధులగుండా వూరేగింపు సాగించారు. దానితో పరిస్థితి ఉద్రిక్తమై రెండు కులాలవారి మధ్య సంఘర్షణ ప్రారంభమై రాళ్ళు రువ్వుకోవడం వరకు వచ్చింది. నగరంలోని దుకాణాలు అన్నీ నేడు మూసివేయబడినాయి.

ఉద్రిక్త వాతావరణం ఏర్పడంతో నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలోనూ సాయుధులైన రక్షక భటులను గస్తీ వుంచవలసిందిగా జిల్లా మేజిస్ట్రేటు ఉత్తర్వు చేశారు.

నేటి సాయంత్రం మునిమాపు వేళనుంచి రేపు ఉదయం వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసువారు ప్రకటించారు.

నగరంలోని వివిధప్రాంతాలలో లక్షరూపాయలు పైగా విలువగల ఆస్తి దోపిడీ జరిగినట్లు తెలుస్తున్నది. ఒమిటి, భారతీపూర్, రషీద్‌గంజి, కంజర్ మొహల్లా పేటలలోనూ, ఇతర ప్రాంతాలలోనూ, దుకాణాలు ఇళ్ళు తగులపెట్ట బడినాయి. ఒక విక్టోరియా ఆస్పత్రిలోనే యాభైమందికి పైగా గాయాలకు చికిత్స పొందుతున్నారు.

మరణించిన యువతి భౌతిక దేహానికి నేటి సాయంత్రం అగ్ని సంస్కారాలు జరిపించారు.

లయన్స్ అంతర్జాతీయ సంస్థ కృషి

సంస్థ అధ్యక్షుని వివరణ

మద్రాస్ ఫిబ్రవరి 5:—

సుఖ శాంతులతో కూడిన పరిపూర్ణ జీవితాన్ని ప్రజలకు సిద్ధింప జేయడానికై కృషిచేయడం లయన్స్ అంతర్జాతీయ సంస్థ లక్ష్యమని ఆసంస్థ అధ్యక్షుడు శ్రీ ఫినిస్ డేవిస్ నేడిక్కడ తెలియ జేశారు.

సింహళం కేరళ తమిళనాడు, మైసూరు, ఆంధ్ర ప్రదేశ్‌లతో కూడిన లయన్స్ అంతర్జాతీయ మండలం 304వ వార్షిక మహాసభకు రేపు ప్రారంభోత్సవం జరిపేనిమిత్తం నాగపూర్ నుంచి కొడైకెనాల్ వెళ్తూ నేటి ఉదయం ఆయన యిక్కడ ఆగిన సందర్భంలో పై విధంగా తెలియజేశారు.

ఈసంస్థ 111 దేశాలలో మొత్తం 15000 పైగా క్లబ్బులను నిర్వహిస్తున్నదనీ, ఈక్లబ్బులన్నీ కలిసి కొన్ని లక్షల డాలర్లు వెచ్చించి గడచినసంవత్సరంలోమొత్తం1092 కార్యకలాపాలను నిర్వహించాయనీ ఆయన తెలియ జేశారు.

నేత్ర చికిత్సా కేంద్రాలను నిర్వహించడం, కళ్ళజోళ్ళను ఉచితంగా ఇవ్వడం ఈ సంస్థ కార్యకలాపాలలో ముఖ్యమైనవని ఆయన అన్నారు.

(నెహ్రూ ఉద్బోధ — తరువాయి భాగం)

మూర్తి హరిజనులు ఆత్మ విశ్వాసంతో సాహసంతో పురోగమించి తమ అభివృద్ధిని నిరోధిస్తున్న సాంఘిక, ఆర్థిక బలహీనతలను అధిగమించాలని అన్నారు.

డానికిబదులు భౌతిక విషయాలు గుర్తించటం ప్రయోజనకరం కాగలదు.

అంతకుముందు ప్రధాని నెహ్రూకు, తదితరులకూ స్వాగతం చెబుతూ కేంద్ర ఉపమంత్రి ఆహ్వానసంఘ అధ్యక్షుడు అయిన శ్రీ బి. ఎస్. మూర్తి హరిజనులు ఆత్మ విశ్వాసంతో సాహసంతో పురోగమించి తమ అభివృద్ధిని నిరోధిస్తున్న సాంఘిక, ఆర్థిక బలహీనతలను అధిగమించాలని అన్నారు.

ఇక మీదట హరిజనులు నిర్లిప్తతతో, తమకేమీ సంబంధం లేనట్టు వుండజాలరనీ, అది జాతికి అపకారం కాగలదనీ ఆయన అన్నారు. జనాభాలో నాల్గవవంతు ప్రజలు నిర్లక్ష్యంగా మిన్నకుంటే ఏదేశమైనా పురోగమించజాలదనీ వారు దేశానికి భారంగా పరిణమిస్తారనీ కూడా శ్రీ బి. ఎస్. మూర్తి పేర్కొన్నారు.

ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడిన జాతుల అభివృద్ధికై కృషిచేస్తున్నందున ఆయన ప్రజలను, ప్రభుత్వాన్ని అభినందించారు. ఆయన ఇంకా ఇలా ప్రసంగించారు.

"హరిజనులందరికీ తప్పనిసరిగా భూమినివ్వాలి. వ్యవసాయానికి పనికివచ్చే బంజరు భూములు 4 కోట్ల ఎకరాలు ప్రభుత్వ స్వాధీనంలో వుంది. హరిజనులకు ఇతర కార్మికులకు సహకార వ్యవసాయ సంఘాలను ప్రారంభించడానికై ఈభూమిని కేటాయించాలి. దీనివలన సాంఘిక, ఆర్థిక అవరోధాలు తొలగి పోతాయి. గ్రామీణ ప్రాంతాలలో మానవశక్తి పూర్తిగా సద్వినియోగం కావడానికి వీలుగా, కుటీర, లఘుపరిశ్రమలను కూడా విరివిగా స్థాపించాలి. ప్రణాళికా బద్ధమైన ఆర్థిక వ్యవస్థలో తిండికి మాడేవారు, సోమరులు వుండ కూడదు.

హరిజనులను, గిరిజనులను ప్రభుత్వం పూరికే కూర్చోబెట్టి పోషించుతున్నదన్న భావం ఈనాడు కొందరిలో వున్నది. ఎన్నోకోట్ల రూపాయలు వీరికొరకు వెచ్చిస్తున్నారనీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు అర్హత చూడకుండా వారికి ఇస్తున్నారనీ అన్నింటా వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనీ, అనేకమంది దురభిప్రాయ పడుతున్నారు. ఈభావం జాతి పురోభివృద్ధికి గొడ్డలిపెట్టు కాగలదు".

శ్రీ సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం భారతదేశానికీ ప్రపంచానికీ కూడా దిగ్భ్రమ కలిగించిందనీ పాతకాలపు కులవర్గ భేదాలు ఈ నాడు దేశంలో నేలమట్టం చేయబడినాయని భారత దేశం ప్రపంచానికి గర్వంగా ప్రకటించవచ్చుననీ, శ్రీ బి. ఎస్. మూర్తి అన్నారు.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య ౬౦౮౪౫౧

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార నియుక్తులు ఏజంట్లు గల ప్రదేశాలలో రు. న.		పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

"చందమామ కోరవద్దు"

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:— అందని చందమామ పొందుకోరకూడదనీ, ఉన్నంతలో సంతృప్తిని అలవరచుకోవాలని ప్రపంచ బాలభటోద్యమ నాయకురాలు శ్రీమతి బాడెన్‌పవెల్ ఇవ్వాళ బాలభటులకు సలహా ఇచ్చారు. సంతృప్తిని అలవరచుకొన్ననాడే ప్రజలు తాము సుఖపడి, తోటివారిని సుఖపెట్టగలరనీ ఆమె ఉద్బోధించారు.

సంపుటి: 26 సంచిక: 36 ★ విజయవాడ 7-2-1961 మంగళవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

సంపూర్ణానంద్ వర్గంచే శాసనసభల సమావేశం బహిష్కరణ

కమ్యూనిస్టులతోపాటు పి. ఎస్. పి., జనసంఘం, స్వతంత్రపార్టీ సభ్యుల గైర్‌హాజర్

తమ చర్యకు కారణాలు వివరిస్తూ వివిధ పక్షాలచే యు. పి. గవర్నర్‌కు లేఖలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) లక్నో, ఫిబ్రవరి 6:— ఉత్తర ప్రదేశ్ శాసనసభల సంయుక్త సమావేశం నేడు ఇక్కడ ప్రారంభమయింది. అయితే ప్రతిపక్షాలవారు గాని, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ వర్గీయులుగాని సమావేశానికి హాజరు కాలేదు. గవర్నర్ శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు ప్రసంగించడానికి లేచేసరికి ప్రతిపక్షస్థానాలన్నీ ఖాళీగా ఉండిపోయాయి. కాంగ్రెస్ బెంచీలలో కూడా సగం నిర్జనంగా నిస్తేజంగా కానవచ్చాయి.

సమావేశాన్ని బహిష్కరించడానికి నిర్ణయించుకొన్నట్లు కమ్యూనిస్టులు, జనసంఘం, పి.ఎస్.పి., స్వతంత్రపార్టీలవారు ఇంతకుముందే ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ వర్గీయులు నిన్న రాత్రి సమావేశమై గవర్నర్ ప్రారంభోపన్యాసాన్ని బహిష్కరించడానికి నిర్ణయం గైకొన్నారు.

మాజీ హోమ్‌మంత్రి శ్రీ కమలాపతి త్రిపాఠీ ఇంట జరిగిన ఈ సమావేశానికి దాదాపు 116 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు హాజరైనారు. ఇంకా పదికొందరు శాసనసభ్యులు వీరిపక్షానికి రావచ్చునని తెలుస్తున్నది. చివరికి 150 మంది శాసనసభ్యులనైనా తమవైపు త్రిప్పుకొనగలమని ఈ వర్గానికి చెందిన ఒక ప్రతినిధి విశ్వాసం వెల్లడించారు. శాసనసభలోని మొత్తం 536 మంది సభ్యులలో కాంగ్రెస్‌పార్టీవారి సంఖ్య 378.

శ్రీ సి. బి. గుప్తా నాయకత్వం క్రింద ఉత్తరప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం నెలకొల్పబడిన పద్ధతి, ఆవిషయంలో అనుసరించిన విధానాలు, మంత్రివర్గ విస్తరణ విషయంలో అవలంబించిన పద్ధతులు గవర్నర్ ప్రసంగాన్ని వారు బహిష్కరించడానికి ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నవి.

ప్రసంగాన్ని బహిష్కరించడానికి సంబంధించిన తమ నిర్ణయాన్ని, దానికి ప్రోద్బలించిన కారణాలను వివరిస్తూ సంపూర్ణానంద్‌వర్గంవారు గవర్నర్ శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారికి నిన్ననే ఒక లేఖ అందజేశారు. సంపూర్ణానంద్ వర్గీయులు తలపెట్టిన ఈ చర్యలో గవర్నర్‌పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఈ లేఖవల్ల విశదమవుతున్నది.

సమావేశం ప్రారంభమయ్యే సమయానికి ప్రతిపక్ష సభ్యుల స్థానాలన్నీ పూర్తిగా ఖాళీగా ఉన్నాయి.

గవర్నర్ లేచి నిల్చుని తన ప్రసంగాన్ని చదవడం ప్రారంభించగానే సోషలిస్టు నాయకుడు శ్రీ రాజనారాయణసింగ్ తన పక్షంవారి నందర్నీ వెంటపెట్టుకొని సభనుంచి బైటికి వెళ్లిపోయారు. బ్రిటిష్‌రాణి స్వాగత సత్కారాల నిమిత్తం ప్రభుత్వం అనవసరంగా బోలెడంత డబ్బు వ్యయపరచినందుకు, హైకోర్టులలోను, ప్రభుత్వ వ్యవహారాలలోను ఇంకా ఆంగ్లభాషనే వినియోగిస్తున్నందుకు, ప్రజలపై అర్డినెన్సులు రుద్దుతున్నందుకు నిరసనగా తాము 'వాకౌట్' జరుపుతున్నట్టు సోషలిస్టు నాయకుడు ప్రకటించారు.

ప్రధాన ప్రతిపక్షమైన ప్రజాసోషలిస్టుపార్టీవారు, జనసంఘం, కమ్యూనిస్టుపార్టీ, స్వతంత్రపార్టీ సభ్యులు సమావేశానికి అసలు హాజరు కాలేదు.

కాంగ్రెస్ బెంచీలలో చాలాభాగంసీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దిగువసభకు చెందిన 180 మంది, ఎగువసభ సభ్యులు 53 మంది మాత్రం సీట్లలో కూర్చున్నారు. దీనికిముందు మాత్రం నూతన నాయకుడు శ్రీ సి. బి. గుప్తాను సన్మానించే నిమిత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం జరిపింది. 275 మంది సమావేశానికి హాజరైనారు. సంపూర్ణానంద్ వర్గీయులు పాల్గొనలేదు.

ప్రతిపక్ష నాయకుడు శ్రీ త్రిలోక్‌సింగ్ గవర్నర్‌కు నేడు ఒక లేఖ పంపిస్తూ "రాష్ట్రంలో గడిచిన కొద్దినెలల్లోను రాజ్యాంగరీత్యా అక్రమమైన కొన్ని చర్యలు జరిగాయని" వాటిని ఆయన దృష్టికి తెచ్చారు.

"నేటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్యనుబట్టి నూత్న ముఖ్యమంత్రిపట్ల ఎందరికి ఎంత విశ్వాసం ఉన్నదో మీరు గ్రహించగలరని భావిస్తున్నాను. మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్న వ్యక్తిపట్ల ప్రజలలో చాలామందికి ఇంతకు పూర్వమేకాదు, ఇప్పుడు కూడా విశ్వాసం లేదు" అని పేర్కొన్నారు ఆయన ఆలేఖలో.

కేవలం ఒక్క ముఖ్యమంత్రిపైనేగాక, ప్రస్తుత ప్రభుత్వంపైకూడా ప్రజలకు విశ్వాసంలేదని ఆయన అన్నారు.

సమావేశాన్ని బహిష్కరించడానికి కారణాలను తెలియపరుస్తూ జనసంఘంపార్టీ నాయకుడు శ్రీ యాదవేంద్ర పత్రికా విలేఖరులతో ఇలా అన్నారు:

"భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాస్వామిక చర్యలను ప్రతిఘటించడంలో ప్రతిపక్షాలకు అండగా నిలబడే నిమిత్తం ఈ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాము."

ముఖ్యమంత్రి శ్రీ సి. బి. గుప్తాను గవర్నర్ ఎగువసభకు నామినేట్ చేయడంపట్ల తమ పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తీకరించడం కూడా ఈ చర్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు.

మిగతా ప్రతిపక్షాలవారైన కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీవారు శ్రీ గుప్తాను ఎగువసభకు నామినేట్ చేయడంపట్ల నిరసనగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ప్రసంగం

లక్నో, ఫిబ్రవరి 6:— ఉత్తర ప్రదేశ్ గవర్నర్ డాక్టర్ బి. రామకృష్ణరావు నేడు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్ర పారిశ్రామిక వ్యవసాయకాభివృద్ధికి తన ప్రభుత్వం చేసిన కృషిని వివరించి నిస్వార్థభక్తితో విజ్ఞతతో రాష్ట్ర ప్రజల సౌభాగ్యంకోసం ఆ కృషిని కొనసాగించవలసిందిగా సభ్యులకు పిలుపు ఇచ్చారు.

ఆయన ముందుగా మంత్రివర్గం మార్పు విషయం ప్రస్తావించి డాక్టర్ సంపూర్ణానంద్ రాజీనామా వలన ఈ మార్పు అవసరమైనదని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన డాక్టర్ సంపూర్ణానంద్ గుణగణాలను, శక్తి సామర్థ్యాలను, అనుభవాన్ని ప్రశంసించారు. ఆయన సేవలను ఇకముందుకూడ లభ్యమవుతాయి కనుక విచారించనవసరంలేదని, కొత్త ముఖ్యమంత్రి శ్రీ చంద్రభాను గుప్తా రాష్ట్రాన్ని సౌభాగ్యవంతంగా పురోభివృద్ధికి తీసికొని పోగలరని తనకు పూర్తి విశ్వాసం కలదని గవర్నర్ అన్నారు.

యు. పి. పరిస్థితిపై కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ ఆందోళన

ఉత్తరప్రదేశ్ ఉభయ శాసనసభల సంయుక్త సమావేశానికి చాలమంది కాంగ్రెసు సభ్యులు గైర్‌హాజరైనట్లు వచ్చిన వార్తపై కాంగ్రెసు హైకమాండు వర్గాలవారు ఆందోళన ప్రకటించారు.

ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరు కారాదని మాజీ మంత్రివర్గపక్షం చేసికున్నట్లు వచ్చిన నిర్ణయం ప్రకారమే ఈగైర్‌హాజరు జరిగితే ఇది చాల తీవ్రమైన విషయమని హైకమాండ్ ప్రతినిధి ఒకరు వర్ణించారు.

లక్నోనుంచి హైకమాండ్ సవివరమైన నివేదిక అందేవరకు యు. పి. పరిణామాలపై తాము వ్యాఖ్యానించవని ఈ ప్రతినిధి చెప్పారు.

ఉత్తరప్రదేశ్ పరిస్థితిని ఫిబ్రవరి 18, 19 తేదీలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించనున్నదని ఈ ప్రతినిధి చెప్పిన దానినిబట్టి తెలుస్తున్నది. ఆ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంలో శ్రీ సి. బి. గుప్తా, డాక్టర్ సంపూర్ణానందలను సంభాషణల నిమిత్తం ఢిల్లీకి పిలవవచ్చునని కూడ తెలుస్తున్నది.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

ఫిబ్రవరి 4 వ తేదీన ప్రధానమంత్రి నెహ్రూ హైదరాబాదు విచ్చేసిన సందర్భంలో బీగంపేట విమానాశ్రయంవద్ద అఖండ స్వాగత మొసగబడినప్పటి చిత్రం

రాష్ట్రంలో త్వరలోనే పారిశ్రామికాభివృద్ధి

—ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ఆశాభావం

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 6:— రాష్ట్రంలో అనేక పరిశ్రమలు స్థాపించనున్నందున ఆంధ్రప్రదేశ్ త్వరలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలదని తాను విశ్వసిస్తున్నానని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నేడిక్కడ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రక్షణ, ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేస్తూ కేంద్రప్రభుత్వం తాను నెలకొల్పే భారీ పరిశ్రమలలో కొన్నింటిని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయటానికి నిర్ణయించినదని శ్రీ సంజీవయ్య చెప్పారు.

కొత్తగూడెం, విశాఖపట్నంలలో రెండు రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీలేకాక విశాఖపట్నంలో ఒక సిమెంటు ఫ్యాక్టరీ స్థాపించాలని కూడ ప్రభుత్వం భావిస్తున్నదని ఆయన తెలియజేశారు.

రు. 9 కోట్ల ఖర్చు అంచనాతో సనత్‌నగర్‌లో ఒక మందుల ఫ్యాక్టరీ నిర్మించ బోతున్నామని, బోధన్‌లో చెరకుపిప్పి నుంచి కాగితం తయారుచేసే ఒక కాగితాల ఫ్యాక్టరీ నిర్మించే ప్రతిపాదనకూడ కలదని ముఖ్యమంత్రి చెప్పారు.

భారీ విద్యుత్ విద్యుత్పరికరాలఫ్యాక్టరీ హైదరాబాద్‌కేనున్నదని తానుపూర్తిగావిశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఒక ఉక్కు కర్మాగారం కోసం రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, కేంద్రం నియమించిన ఒక సంఘం దీనిపై విచారణ కూడ చేసినదని ముఖ్యమంత్రి తెలియచేశారు. ఇక ఈ కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలో స్థాపించటమో ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేయటమో నిర్ణయించుకొనవలసి ఉన్నదని ఆయన చెప్పారు.

విద్యుచ్ఛక్తి, స్థలం మొదలైన వాటిలో కొంతరాయితీ చూపించి రాష్ట్రం వెలుపలినుంచి కూడ పారిశ్రామికులను రాష్ట్రప్రభుత్వం ఆకర్షిస్తున్నదని శ్రీ సంజీవయ్య చెప్పారు.

ఈరాయితీలను రాష్ట్రప్రభుత్వం ప్రకటించగానే బొంబాయి, కలకత్తా, ఒరిస్సా మొదలైన ప్రాంతాల నుంచి అనేక లేఖలు వచ్చినవని చెపుతూ వారిలో చాలమంది ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించి ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరన్న విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు.

ఇటీవల ఏర్పాటుచేసిన పారిశ్రామిక ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు మనం రు 5 కోట్లు కేటాయించ గలిగితే కేంద్ర ప్రభుత్వంనుంచి రు 25 కోట్లు వస్తాయని, ఈ కార్పొరేషన్ భారీపరిశ్రమలకు చాల సహాయకారి కాగలదని ముఖ్యమంత్రి అన్నారు.

ఒక కోటి రూపాయల ప్రారంభపు పెట్టుబడితో రాష్ట్రప్రభుత్వం ఒక పక్షంరోజులలోనే లఘుపరిశ్రమలకు ఒకకార్పొరేషన్‌ను ప్రకటించగలదని ఆయన చెప్పారు.

భూగర్భ పరిశోధనశాఖ మంచి కృషిచేయటం లేదుకనుక ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఒకదానిని రు 50 లక్షల ప్రారంభపు పెట్టుబడితో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, దీనిసిబ్బందిని ఒక పక్షం లేక నెల రోజులలో ప్రకటించ బోతున్నట్లు ఆయన వెల్లడిచేశారు.

పరిశ్రమల కేటాయించే సందర్భంలో కేంద్రం ఇతర రాష్ట్రాలకు వాటి వాటి వాటాలను ఇస్తున్నట్లు గానే ఆంధ్రప్రదేశ్‌కు కూడ దాని వాటాను ఇయ్యవలసి ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రమో లేక ప్రైవేటు రంగమో భారీ పరిశ్రమలను స్థాపించాలని లేని పక్షంలో ఇలాంటి పరిశ్రమలను ఇక్కడ స్థాపించటానికి కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇయ్యాలని కూడ ఆయన వక్కాణించారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా ఒత్తిడి చేస్తున్నదనీ, మనవాటా మనకు వస్తుందని తాను విశ్వసిస్తున్నానని కూడ శ్రీ సంజీవయ్య అన్నారు.

'తిరు', 'తిరుమతి'

మద్రాసు, ఫిబ్రవరి 6:— వ్యక్తుల పేర్లముందు గౌరవ సూచకంగా వాడే "శ్రీ", "శ్రీమతి" శబ్దాలకు బదులుగా "తిరు", "తిరుమతి" అనే శబ్దాలను వాడడానికి మద్రాసు కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతి నిచ్చింది. నోటీసులలోను, ఆహ్వానాలలోను, సభాకార్యక్రమాలలోను "శ్రీ", "శ్రీమతి"ల స్థానే తమిళంలో వాటి సమానార్థకములైన "తిరు", "తిరుమతి"లను వాడడానికి మద్రాసు నగరపాలక సంఘం 1959 ఆగస్టులో తీర్మానించింది. ఈ తీర్మానాన్ని పురపాలక సంఘం అమలు పరచుకోడానికి ఏనాటికీ అభ్యంతరం లేదని మద్రాసు ప్రభుత్వం ఇప్పుడు ఒక ఉత్తరువుద్వారా తెలియపరచింది.

రోడ్డు రవాణా కార్పొరేషన్‌లలో రైల్వేలకు భాగస్వామ్యం

నియోగి కమిటీ సిఫార్సులు

సమన్వయసాధనకు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ప్రశ్నావళి తయారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5:— రాష్ట్రీయ రవాణా సంస్థల నిర్వహణకుగాను రైల్వేల భాగస్వామ్యంతో కార్పొరేషన్లను నెలకొల్పాలని భారత ప్రభుత్వం నియమించిన రవాణావ్యవహారాలసమన్వయకమిటీ సిఫార్సు చేసింది.

ఇట్టి కార్పొరేషన్లను నెలకొల్పడంవల్ల ప్రభుత్వ రవాణావ్యవస్థలు రెండింటి మధ్య—రైల్వేలు, రోడ్డురవాణా — పరస్పర సామరస్యానికి, సమన్వయానికి హెచ్చుఅవకాశాలు ఏర్పడగలవని కమిటీ తన ప్రాథమిక నివేదికలో వివరించింది.

ప్రస్తుత రవాణా విధానాన్ని పరిశీలించి, వివిధ రవాణా సాధనాలను సమన్వయీకరించడానికిగాను 1959 లో భారతప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించింది.

వివిధ రవాణా సాధనాల అభివృద్ధి, సమన్వయీకరణ విషయంలో (కమిటీ పరిశీలించవలసిన సమస్యలలోకెల్లా ఇది అత్యంత ప్రధానమైనది) దీర్ఘకాలికమైన ఒక పథకాన్ని రూపొందించడానికి సంబంధించి కమిటీ ప్రస్తుతానికి ఎట్టి సూచనలుగాని, సిఫార్సులుగాని చెయ్యలేదు. కాకపోతే మూడు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించి (1 రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రకారం ఎట్టి ఆటంకాలు కల్పించకుండా పోటీని సాగనివ్వడం. (2) లేదా రెండు వ్యవస్థలను ఒక యూనిట్‌గా విలీనం చేయడం. (3) లేదా మధ్యేమార్గంక్రింద వివిధ రవాణా విధానాలను సమన్వయీకరిస్తూ ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టడం—) వాటిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికిగాను కమిటీ ఒక ప్రశ్నావళిని రూపొందించింది.

పైన సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో మూడవది ప్రస్తుతపరిస్థితులకు కొంత అనుగుణ్యంగా తోచినప్పటికీ, మిగతా రెండింటిని పూర్తిగా త్రోసివేయడం సమంజసమైన విషయం కాజాలదని కమిటీ అభిప్రాయపడింది.

ప్లానింగు కమిషన్ మాజీ సభ్యుడు శ్రీ కె. సి. నియోగి నాయకత్వంక్రింద ఏర్పడిన ఈ కమిటీలో ఈ దిగువవ్యక్తులు సభ్యులుగా నియమించబడినారు:

శ్రీ బి. ఎన్. ఝా, ప్లానింగ్ కమిషన్ కార్యదర్శి, శ్రీ ఆర్. ఎల్. గుప్తా, రవాణా రాకపోకల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి, శ్రీ ఎస్. రంగనాథన్, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి, శ్రీ ఎల్. కె. ఝా, ఆర్థికవ్యవహారాలశాఖ కార్యదర్శి, శ్రీ కృపాల్‌సింగ్, రైల్వే బోర్డు సభ్యుడు, శ్రీ జి. వి. అయ్యర్, రవాణా రాకపోకల మంత్రిత్వశాఖ కార్యదర్శి.

కమిటీ తన ప్రాథమిక నివేదికలో రోడ్డు రవాణా వ్యవస్థ పునర్నిర్మాణానికి సంబంధించి లోగడ మసానీ కమిటీ చేసిన సూచనలనుపేర్కొంటూ రోడ్డు, రైల్వే రవాణావ్యవస్థల మధ్య పోటీ విషయంలో వారు చేసిన సూచనలు అంతగా ఆలోచించిచేసినట్టుగా లేవన్నఅభిప్రాయాన్ని వెల్లడించింది. మసానీకమిటీ సూచనలు ఉభయ రవాణా వ్యవస్థలమధ్య ప్రస్తుతంఉన్న పోటీని సమర్థించాయి.

రవాణా వ్యాపార సంస్థలకు లైసెన్సులు

రోడ్డు రవాణా వ్యాపారసంస్థలకు లైసెన్సులు ఇచ్చే పద్ధతులకు, వాటికి సంబంధించిన విధానాన్ని శ్రద్ధగా పరిశీలించాలని కమిటీ సిఫార్సు చేసింది. రోడ్డు—రైల్వే రవాణాసంస్థల సమ

[మిగతా 2 వ పేజీలో]

బండారనాయకే హత్యకేసు

సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

కొలంబో, ఫిబ్రవరి 6:— బండారనాయకే హత్యకేసు విచారణ నేడు ప్రారంభమయింది.

స్పెషల్ జ్యూరీ సభ్యులు ఏడుగురు, సుప్రీంకోర్టులో సాక్ష్యం వినడానికి నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

సింహళ మాజీ ప్రధాని హత్య సందర్భంలో అయిదుగురిపై కేసు పెట్టారు. వీరిలో సోమరామ అనే బౌద్ధ భిక్షువు ఒకడు.

ఇవాళ నేరాలను ముద్దాయిలకు, జ్యూరీ సభ్యులకు చదివి వినిపించడంతో విచారణ ప్రారంభమయింది.

హిందూస్థాన్ ఫ్యాక్టరీ సిబ్బంది వేతనాలు

జనవరి 1 నుంచి 15 వేలమందికి ఏటా రు 23 లక్షల మేరకు హెచ్చింపు

(మన విలేఖరి) బెంగుళూరు, ఫిబ్రవరి 6:— ప్రభుత్వరంగంలో రక్షణ ఉత్పత్తులు కొనసాగిస్తున్న హిందూస్తాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీలోని దాదాపు 15 వేల మంది సిబ్బందికి జీతాలు పెంచబడతాయనీ దీనికోసం అదనంగా సంవత్సరానికి రు. 23 లక్షలు ఖర్చు అవుతుందని రక్షణమంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేడిక్కడ ప్రకటించారు.

అసిస్టెంట్ సూపర్‌వైజర్ల వరకు, ఆ క్రింది తరగతుల ఉద్యోగుల కందరకు ఈ పెరుగుదల వర్తిస్తుందని, దీనిక్రింది ప్రతి ఉద్యోగికి కనిష్టంగా నెలకు రు. 5, అదనంగా లభించగలదని చాలమందికి నెలకు 10 లేక రు. 11 కూడ లభిస్తాయని రక్షణమంత్రి చెప్పారు. ఫ్యాక్టరీలో కనీస వేతనం ఇప్పుడు రు. 75 నుంచి రు. 80కు పెంచబడినదని ఆయన తెలియచేశారు.

ఇకనుంచి ఫ్యాక్టరీలో రోజు కూలి కార్మికులు ఉండరని కూడ ఆయన ప్రకటించారు.

ఈ కొత్త వేతనాలు 1961 జనవరి మొదటి తేదీనుంచి అమలులోకి వస్తాయని శ్రీ కృష్ణమీనన్ చెప్పారు.

ఫ్యాక్టరీ కార్మికులనుద్దేశించి ప్రసంగిస్తూ 1959 డిసెంబరు 31 వ తేదీని సర్వీస్‌లో ఉన్న కార్మికుల కందరకు ఒక్కొక్కరికి మొత్తం రు. 150 చెల్లించబడుతుందని, 1960 లో చేరినవారికి వారు పనిచేసిన మాసాల దామాషాలో ఈ డబ్బు ఇయ్యబడుతుందని శ్రీ కృష్ణమీనన్ చెప్పారు.

నెహ్రూతో సమావేశానికి ఫతేసింగ్ ప్రయాణం

మాస్టర్ తారాసింగ్ కూడా

అమృతసర్, ఫిబ్రవరి 6:— ప్రధానమంత్రి నెహ్రూను ఫిబ్రవరి 8వ తేదీన కలుసుకొనడానికిగాను అకాలీదళ్ ఉపాధ్యక్షుడైన సంత్‌ఫతేసింగ్, మాస్టర్ తారాసింగ్‌ను అకాలీదళ్ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ హరిచరణసింగ్ హుధియారాను, ఇతరనాయకులను వెంట బెట్టుకుని ఇవాళ ఇక్కడ నుంచి ఢిల్లీకి కారులో బయలుదేరి వెళ్లారు.

సంత్ ఫతేసింగ్ అభిమానులు ఆయనకు పూలదండలు వేసి వీడ్కోలిచ్చారు. వీరునాలుగు వేలమందికి పైగా వున్నారు. సంత్‌ఫతేసింగ్ కారులో ఎక్కుతూవుంటే "సంత్‌జీజిందాబాద్" "అకాలీదళ్ జిందాబాద్" అని వీరునినాదాలిచ్చారు.

సంత్‌ఫతేసింగ్ మంగళవారంనాడు ఉదయం ఢిల్లీ చేరుతారు.

భాష ప్రాతిపదికగా పంజాబీభాష మాట్లాడేవారితో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే తన కోర్కెను అకాలీదళ్ ఇప్పటికీ అంటిపెట్టుకుని వున్నదని మాస్టర్ తారాసింగ్ పిటిఐ విలేఖరికి తెలియ జేశారు.

కాంగ్రెసువాదుల పదవీ విరమణ సమస్య

తన సూచన నిర్బంధం కానేరదని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:— వరుసగా పదేళ్లు అధికార పదవుల్లో ఉన్న కాంగ్రెస్ వాదులు తమ పదవులను వదిలిపెట్టి పార్టీ నిర్మాణరంగంలో ప్రవేశించాలని లోగడ భావనగర్ కాంగ్రెస్ మహాసభలో తను సూచించిన ప్రతిపాదనలో "ఒకర్ని బలవంతపెట్టడం అనే అంశం" ఏదీలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి, నిన్నటిదినం ఇక్కడ స్పష్టీకరించారు.

ఈవిషయంపై తన అభిప్రాయాన్ని విశదీకరిస్తూ "పదేళ్లు అధికార పదవుల్లో ఉన్న కాంగ్రెస్ వాదులు ఇచ్ఛికంగా తమంత తాము బైటికివచ్చి పార్టీకి సేవచెయ్యాలని సూచించానే తప్ప ఒకర్ని బలవంతపెట్టటం అన్నది ఏమీ లేదని" శ్రీ సంజీవరెడ్డి వివరించారు.

కాంగ్రెస్ వజ్రోత్సవాల సందర్భంగా శ్రీ సంజీవరెడ్డి నిన్నటిదినం ఇక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఈవిషయంపై తన అభిప్రాయాన్ని స్పష్టీకరించారు. అధ్యక్షుని సలహాను పాటించి ఎంతమంది కాంగ్రెస్‌వాదులు పదవులు వదిలిపెట్టి బైటికివచ్చారని ఒకరు ప్రశ్నించగా బహిరంగసభలో ఇటువంటి ప్రశ్నకు తాను సమాధానం చెప్పజాలనని శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

యు. పి లో చెఱకుపై సెస్సు వసూలుమీద ప్రెసిడెంట్ ఆర్డినెన్సు

ఢిల్లీ, ఫిబ్రవరి 6:— గత కొద్ది సంవత్సరాలపాటు చెరకుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వసూలుచేసిన సెస్సులను చెల్లుబాటు చేయటానికి ప్రెసిడెంట్ ఒక ఆర్డినెన్సు జారీచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పువలన ఈ ఆర్డినెన్సు అవసరమైంది.

ఎంట్రీ టాక్సు రూపంగా సెస్సు వసూలు చేయటం చెల్లనేరదని సుప్రీంకోర్టు తీర్పుఇచ్చింది.

అల్జీరియాలో శాంతికి ప్రెసిడెంట్ బోర్గిబా కృషి

జాతీయవాదుల తరఫున ఫ్రాన్సుతో సంప్రతించనున్నట్లు వార్త

(మన విలేఖరి) టునిస్, ఫిబ్రవరి 6:— ప్రెసిడెంట్ హబీబ్ బోర్గిబా, అల్జీరియా జాతీయవాదుల తరఫున దూతగా పారిస్‌కు వెళ్ళతగ్గ సన్నాహాలమీద వున్నారు.

శాంతి సంభాషణలు ప్రారంభించే విషయంలో ఇంకా జాగు చేయడం "విపత్కరం" అనే నమ్మి ఆయన ఈ విధంగా చేస్తున్నట్లు తెలుస్తున్నది.

శ్రీ బోర్గిబాను పారిస్‌కు ప్రెసిడెంట్ చార్లెస్ డిగాల్ ఆహ్వానించారనీ, అల్జీరియాలో శాంతిని గురించి ఆయన చర్చించబోతున్నారనీ ఒక పత్రికలో వెలువడిన వార్తపైన వ్యాఖ్యానించడానికిటునీసియన్ అధికారులునిరాకరించారు.

(మిగతా 3 వ పేజీలో)

మీ అందానికి మంచిదారి



మీ జీవితవిజయాలకు అందం అవసరం. ఎండవేడికి యింకా యితరకారణాలవల్ల ముఖం క్రమేపి నల్లబడి,ముదిరూపువస్తుంది. గ్లోరియాయొక్క అద్భుత సౌందర్య పోషకశక్తి మీ ముఖంలోని అసహ్యమయిన ముదిరూపును పోగొట్టి ఆకర్షణీయమయిన లేత దనాన్ని తెస్తుంది. మీ అందం దినదినాభివృద్ధి అవడానికి నెలకు ఆధమం కొన్నిసార్లు అయినా, గ్లోరియా అనే సౌందర్యపోషక ద్రవ్యాన్ని వాడండి. ముఖం మీద మొటిమలను, వాటిమచ్చలను, ముడుతలను నమ్మకంగా పోగొట్టి ముఖాన్ని తెలుపు చేసి, కాంతినీ, అందాన్నీ తెస్తుంది. మొదటిపూతకే మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అందాన్ని యిస్తుంది. ఒకసారి వాడిచూస్తే మీ చెప్పంవగా వినువరు. అన్ని షాపుల్లోనూ దొరకును.

JANITA PRODUCTS, ELURU, Andhra.

అంబికా జవ్వాజి బత్తి.
ఎల్లప్పుడు క్యూటీబుకే సెంటు. మనోహరం సెంటు. వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు రిజిష్టర్డు
ఏలూరు.(ఆంధ్రప్రదేశ్)

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

కర్నూలు మునిసిపాలిటీ.

మునిసిపల్ ఆరోగ్యశాఖ సిబ్బందికి చేనేత చీరలు రవికలు పాదరక్షలు సప్లయి చేయుటకు 21—2—61 వ తేది సాయంకాలము 4 గం. వరకు సీలువేసిన టెండర్లు తీసుకొనబడును. పూర్తి వివరములు టెండరు ఫారములు కావలసిన వారు కమీషనరుగారినుండి రు. 1—02 న. పై.లు మునిసిపల్ ట్రెజరీలోగాని, ఎం. ఒ. ద్వారాగాని చెల్లించి పొందవచ్చును. ఈ సొమ్ము వాపసు ఇవ్వబడదు.

(సం.) అప్పిరెడ్డి, కమీషనరు.

నోటిఫికేషన్

ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు.

దిగువ తెలిపిన రాబోవు పరీక్షలు ఆయా తేదీలలో జరుగును. ఈ పరీక్షలకు దరఖాస్తులు పెట్టిన అభ్యర్థులు తాము సెలెక్టు చేసుకున్న కేంద్రములకువెళ్లి, సదరు సెంటర్ సూపరింటెండెంటు నుండి, పరీక్షలకు మూడు రోజులు ముందుగా హాలు టిక్కెట్టు తీసుకొనవలెను.

మెట్రిక్యులేషన్,
ఇంటర్మీడియేట్ పరీక్షలు 13—3—61
బి. ఏ. బి. ఎస్.సి.
బి. కాం. డిగ్రీ పరీక్షలు (ఎస్. ఆర్) 20—3—61
బి. ఏ., బి. ఎస్‌సి, బి. కాం. డిగ్రీ పరీక్షలు (ఓ. ఆర్) ఓరియంటల్ సెర్టిఫికేటు పరీక్ష, (ప్రిలిమినరీ) భాషా ప్రవీణ కోర్సుకు ప్రవేశ పరీక్ష, సంగీతంలో డిప్లమో పరీక్ష 27—3—61.
ప్రీయూనివర్సిటీ పరీక్ష, ఓరియంటల్ సెర్టిఫికేటుపరీక్ష ఫైనల్—3—4—61.
ప్రాచ్యవిజ్ఞానములో ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్టు—8—4—61
ప్రీ ప్రొఫెషనల్ పరీక్షలు 1—5—61 (అను మతిని)

వి. సింహాద్రిరావు, ఇన్‌చార్జి రిజిస్ట్రారు
యూనివర్సిటీ ఆఫీసు, వాల్తేరు.

ప్రకటన

వేటపాలెం పంచాయతీ.

1961—62 వ అఫిషియల్ సంవత్సరముకు బాపట్ల తాలూకా వేటపాలెం పంచాయతీకి చెందిన యీ క్రింది గుత్తలకు (లీజెస్) పంచాయితీ ఎక్జిక్యూటివుఆఫీసరుగారిచే 20—2—61 సోమవారము సాయంత్రం 2 గంటలనుండి పాట పూర్తి అగువరకు బహిరంగ వేలము వేయబడును. మరియు యీ దిగువవనుటకు 4, 5 ఐటెమ్సులకు ఆదేరోజున ఉదయం 11 గంటల్కు సీల్డు టెండర్లు తీసుకొని 11—30 గంటల్కు టెండరుదార్లు ఎదుట తెరువబడును. వేలములో పాల్గొనువారుగాని, టెండరుదార్లుగాని, వేలము షరతులు, వగైరా వివరములు పంచాయితీ కార్యాలయములో 10—30 గంటలు మండి 5 గంటలు మధ్యకాలములో తెలుసుకొనవచ్చును.

వేలములు

1. కూరగాయలు,వేపలు, మాంసము మార్కెట్టులో షెడ్యూలు ప్రకారము ఫీజు వసూలు చేసుకొనుహక్కు (ధరావతు రు. 500.)
2. బండ్లదొడ్డిలో షెడ్యూలు ప్రకారం ఫీజు వసూలుచేసుకొనుహక్కు (ధరావతు రు200)
3. స్లాటరు హౌసు ఫీజు వసూలు చేసుకొను హక్కు (ధరావతు రు. 100.)

టెండర్లు

4. 1961—62సం.నకు పూడ్చుచెత్త బండ్లకు ఎద్దులను డ్రైవర్లతోసహా సప్లయి చేయుటకు (ధరావతు రు. 100.)
5. 1961—62 సం.నకు వీధిదీపములకు తెల్ల కిరసనాయిలు సప్లయి చేయుటకు (ధరావతు రు. 25.)

(సం.) తాటిపర్తి సుబ్బన్న,
ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

టెండరు నోటీసు

తుని మునిసిపాలిటీ.

1961—62 సం.నకు స్టేషనరీ, కన్సర్వెన్సీ, కిరసనాయిలు వగైరా సప్లయిచేయుటకు మరియు ప్రింటింగు పనులకు సీలువేసిన టెండర్లు కమీషనరు గారిచే ది 24—2—61 తేదీ మధ్యాహ్నము 3 గం. వరకు ఆఫీసు పని చేయు కాలములో తీసుకొనబడును. టెండరు ఫారములు వగైరా రు 1—02 మనియార్డరు ద్వారాగాని మునిసిపల్ ట్రెజరీలోగాని చెల్లించి పొందవచ్చును.

కె. వెంకట్రావు, కమీషనరు.

ప్రకటన

నర్సాపురం మునిసిపాలిటి

ది 21—2—61 ది సాయంత్రము 4 గం. వరకు ఈ క్రింద చూపిన వానికి టెండర్లు కమీషనరు గారిచే గాని లేక వారి అధికారం పొందిన వారిచేగాని తీసికొనబడును. వివరములు రూ 1— చెల్లించి ఆఫీసుద్వారా పొందవచ్చును. ధరావతులేని టెండర్లు త్రోసివేయబడును.

1.	టేకుతోతయారుచేసిన బల్లలు	4	15—00
2.	,, కుర్చీపెట్టెలు	4	12—00
3.	,, రికార్డు రేక్స్	2	8—00
4.	,, బీరువా	1	15—00
5.	,, బిల్ కలెక్టర్ల బల్లలు	2	10—00

ఎం. యస్. బాలకృష్ణారావు,కమీషనర్

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళ షష్ఠి
1961 ఫిబ్రవరి 7, మంగళవారం
షష్ఠి ప.10—46 వరకు చిత్త ప. 10—17
వర్జ్యం పా. 4—1 నుండి 5—39 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 7, మంగళవారం

హరిజన, గిరిజన సంక్షేమం

'హరిజనులు, గిరిజనులు దయాధర్మ భిక్షం యాచించడం లేదు మానవమాత్రులుగా పరిగణనను కోరుతున్నారు; ఇతరులకు లేని విశేషాధికారాలు వాంఛించడంలేదు - అందరికీ ఉన్న సామాన్యాధికారాలనుభవించగోరుతున్నారు; రిజర్వేషనులు కాదు వారు అపేక్షించేది- హృదయపరివర్తనం.'

హైదరాబాదులో జరిగిన అఖిలభారత హరిజన గిరిజన శాసనసభ్యుల సమావేశానికి అధ్యక్షతవహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి శ్రీ జగజీవనరాం పలికిన పై వాక్యాలలో ఎంతో హృదయవేదన ఉన్నది. హరిజనులు, గిరిజనులు తోటి భారతీయ సోదరులందరితో, సమానప్రతిపత్తి వాస్తవికంగా త్వరితగతిని అనుభవించవలెననేది ఆవేదన అది. అతడే కాదు,- భారతాభ్యుదయంకోరే ప్రతివారూ ఇందుకు ఆవేదన చెందవలసినదే; ఈ ఆశయసిద్ధికి నిర్విరామకృషి చెయ్యవలసినదే.

జాతిపిత మహాత్మాగాంధి ఈ కృషికి ఎంత ప్రాధాన్య మిచ్చినదీ చరిత్రప్రసిద్ధం. గాంధిజీ సంకల్పించిన అమోఘ దీక్ష వల్లనే ఇదొక పరమపవిత్రమైన దైవకార్యంగా మారిపోయింది. స్వరాజ్యసిద్ధ్యనంతరం రాజ్యాంగచట్టంలో అస్పృశ్యతను నిషేధించడంగాని, పదేండ్లపాటు హరిజనులకు రిజర్వేషనులు కల్పించడంగాని, అవలీల అయిపోయింది. వీరి స్థితి గతులలో వెనుకటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉన్నదనేది ఎవరూ కాదనలేరు.

అయినప్పటికీ సాంఘికంగా వీరికి ఇంకా కొన్ని ప్రతిబంధకాలు ఉంటూనే ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే శ్రీ జగజీవనరాం ప్రభృతులు పై రీతిగా ఆవేదన చెందుతున్నారు. కాని, ఈ ప్రతిబంధకాలు కూడా ఎంతోకాలం నిలువవు. వాటి మూలం కదిలింది. ఇక అవి తిరిగి కుదురుకొనడం అసంభవం.

మెరికలవంటివారు ఎందరెందరో ఈ కులాలలోంచీ, జాతులలోంచీ బయలుదేరుతున్నారు. పూర్వం కాంగ్రెసుతోనే హోరాహోరి పోరాడిన డాక్టరు అంబేద్కరులోని ప్రతిభను గుర్తించి అతనికి రాజ్యాంగ చట్ట నిర్మాణ బాధ్యత నప్పగించిన ఘనతను దక్కించుకున్నాము. కేంద్రప్రభుత్వ మంత్రిగా శ్రీ జగజీవనరాం దేశంలో సంపాదించిన ఘనకీర్తి లోక మెరిగినదే. ఇదిగాక, మన ఆంధ్రదేశంలో శ్రీ సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఈ హరిజనాభ్యుదయ చరిత్రలో చెప్పుకోదగిన ఘట్టం. హరిజనులను పైకి రానీకుండ త్రొక్కిఉంచే రోజులు అంతరించాయి. ఇక అవి ఎన్నటికీ తిరిగి రావు.

హరిజనులుగాని, గిరిజనులుగాని నిద్రనుంచి మేల్కొన్నారు. స్వతంత్రభారతమే వారిని నిద్రనుండి లేపింది. వారి పురోగమనాన్ని ఇక ఎవ్వరూ నిరోధించలేరు. రాజ్యాంగచట్టం వారికి అసరాగా నిలిచిఉన్నది. పండిత జవహర్లాలు నాయకత్వాన కాంగ్రెసు ప్రభుత్వం వారి కన్ని విధాలా ప్రోత్సాహం కల్పిస్తున్నది. ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేసుకుంటూ పోయినకొద్దీ గమనవేగం అంతకంతకు హెచ్చుతూ పోగల దనడానికి సందేహంలేదు.

ప్రధాని నెహ్రూ తనప్రారంభోపన్యాసంలో సరిగ్గా ఈ ధైర్యమే అందిచ్చారు. మీ స్వశక్తిమీదనే మీరు ఆధారపడి ఉండడం నేర్చుకోండని ఆయన హెచ్చరిక. రిజర్వేషనులతో సాధించే అభివృద్ధి సరియైన అభివృద్ధి కాదు. ఈ రిజర్వేషనులు మరొక పదిసంవత్సరాలపాటు పొడిగించవలసివచ్చిన మాట నిజం. కాని, ఆ తర్వాత వీటిని పొడిగించడం జరగదు. కారణం ఇవి వర్గవిభేదాలను అంతరింపజెయ్యడానికి బదులు స్థిరం చేస్తాయి. ఇలాంటివాటిని విశేషకాలం ప్రోత్సహించడం తగదు.

మరి, రిజర్వేషనులు పోతే, హరిజనాభ్యుదయం కుంటుపడుతుం దనుకో నక్కరలేదు. అభ్యుదయసాధనకు ముఖ్యంగా కావలసింది అందరికీ సమానావకాశాలని ప్రధాని నెహ్రూ విస్పష్టంచేశారు. అట్టి అవకాశాలు కల్పించడానికి దీక్షా కంకణం ధరింపబడింది. తృతీయ పంచవర్ష ప్రణాళికలో ఈ అవకాశాలు బాగా విస్తరించగలవు. ప్రజ్ఞ కలిగిన ప్రతి యువకుడూ ఉన్నత విద్యా శిక్షణావకాశాలు పొందడానికి ప్రభుత్వం తగు సహాయ సంపత్తు లొనగూర్చడానికి నిశ్చయించుకున్నది. హరిజనులూ,గిరిజనులే కాదు, హీనస్థితిలో ఉన్న వారెవ్వరూకూడా తగిన అవకాశాలు లేనికారణంగా దిగనాసిల్లి పోరాదని ప్రభుత్వనిశ్చయం.

ప్రభుత్వం ఈ దీక్షతో పనిచేసినప్పుడు, సమస్త భారతజాతీ అభ్యుదయపథంలో హుటాహుటిని పురోగమిస్తుంది. ప్రభుత్వం ఒనగూర్చే సమానావకాశాలను వినియోగించుకుంటూ ప్రతివారూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే కావలసినది.

చక్కని ఆదర్శం

మంత్రి పదవియందుండగా నాగపూర్ విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేట్ బిరుదును స్వీకరించజాలనని విశ్వవిద్యాలయాధికారులకు తెలియచెయ్యడంలో యూనియన్ విద్యాశాఖా మాత్యుడు శ్రీ కె. ఎల్. శ్రీమాలి ప్రదర్శించిన ఔచితి అత్యంత ప్రశంసనీయం.

ఇతర బిరుదావళులవలెగాక, విశ్వవిద్యాలయాలు ప్రత్యేక వ్యక్తులకు కట్టబెట్టే డాక్టరేట్ బిరుదుల కొక విశిష్టత కలదు. పాత్రాపాత్రతల పరిశీలనచే అట్టి విశిష్టత పాటించబడినప్పుడే బిరుద మిచ్చిన విశ్వవిద్యాలయానికేమి, పుచ్చుకున్నవ్యక్తులకేమి గౌరవప్రతిష్ఠలు హెచ్చు కాగలవు.

వ్యక్తుల యోగ్యతలతోగాని, పాత్రాపాత్ర పరిశీలనతోగాని అంతగా నిమిత్తంలేకుండా అధికార పదవుల నాక్రమించినంత మాత్రాననే కొందరు వ్యక్తులకు విశ్వవిద్యాలయాలవారు తమ చేతనున్న డాక్టరేట్ బిరుదులను పంచిపెట్టుతున్న సందర్భాలు కొన్ని వున్నవనే భావం అక్కడక్కడా అభిజ్ఞవర్గాలలో లేకపోలేదు.

లేశమాత్రంగానైనా ఇట్టి అభిప్రాయానికి అవకాశమివ్వడం సమంజసం కాదు. అందుచేతనే యూనియన్ విద్యాశాఖా మాత్యుడు శ్రీ శ్రీమాలి ఏ విధమైన అనుమానానికీ అస్పదం లేకుండా తాను మంత్రిపదవి నాక్రమించి నంతవరకూ ఇట్టి బిరుదును స్వీకరించ జాలనని స్పష్టపరచడం హర్షణీయం. విశేషించి, విద్యాశాఖా మంత్రి పదవి నధిష్ఠించి వుండడంవల్ల శ్రీ శ్రీమాలి చేసిన త్యాగం మరింత మెచ్చదగింది.

కాంగ్రెసు మంత్రులేమి, అధికార పదవుల నలంకరించిన ఇతర కాంగ్రెసువాదులేమి యూనియన్ విద్యాశాఖా మంత్రి శ్రీమాలి చూపిన ఉన్నతాదర్శాన్ని పాటించి, కాంగ్రెసు ప్రతిష్ఠను పెంపొందించగలరని విశ్వసిస్తున్నాము.

రోడ్డు రవాణా

(1 వ పేజీ తరువాయి)

న్యాయీకరణ, రాజ్యాంగంలో నిర్దేశించబడిన ప్రకారం రోడ్డురవాణా కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార వికేంద్రీకరణ — ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలన జరగాలని కమిటీ సూచించింది.

జాతీయం చేయబడిన బస్సురవాణా సంస్థల యాజమాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లను నెలకొల్పి రైల్వేల భాగస్వామ్యంతో వాటిని నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. రాష్ట్ర రోడ్డురవాణాసంస్థలు, రైల్వేల మధ్య పరస్పర సామరస్యాన్ని, సమన్వయాన్ని సాధించడం మిక్కిలి అవసరం అన్న అభిప్రాయానికి అధికప్రాధాన్యం ఇస్తూ కమిటీ ఈ సిఫార్సు చేసింది.

జాతీయ బస్సు సర్వీసులు

రాష్ట్రాలలో జాతీయంచేయబడిన బస్సు రవాణా సంస్థలు ఇటీవల రైల్వేల ప్రయోజనాలను గమనించకుండా లాంగ్—డిస్టెన్స్ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఉభయ రవాణాసంస్థల మధ్య సామరస్యానికి ఈ ధోరణి దోహదకారి కాజాలదని కమిటీ తన నివేదికలో ప్రత్యేకించి పేర్కొన్నది.

వచ్చే ఆయిదేళ్ళు, ఆక పది సంవత్సరాలలో రోడ్డు, రవాణావ్యవస్థలమధ్య సమన్వయీకరణను సాధించడానికిగాను ఎట్టి విధానాన్ని రూపొందించాలన్న విషయంపై కమిటీ ప్రస్తుతానికి నిర్దిష్టమైన ఎట్టిసూచనలుగాని చెయ్యలేదు. దీనికి సంబంధించి హేతుబద్ధమైన ఒక విధానాన్ని దీర్ఘకాల ప్రాతిపదికపైగాని రూపొందించడానికి వీలులేదు కనుక, కమిటీ ఈలోగా ఈ విషయానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలిసికొనడానికిగాను మూడు ప్రత్యామ్నాయమార్గాలను సూచిస్తూ ఒక ప్రశ్నావళిని రూపొందించింది.

ఈ ప్రశ్నావళిలో ఒకటి రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను విలీనంచేసి తద్వారా రెండింటి మధ్య సమన్వయీకరణను సాధించాలని సూచిస్తున్నది. కమిటీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నావళిలో ఇలాపేర్కొన్నది :

"మొత్తం బస్సురూట్లన్నిటినీ జాతీయం చేయడం అంత సులభంగా జరిగేపనికాదు. అవకాశాన్నిబట్టి దశలవారీగా ఆ లక్ష్యాన్ని సాధించగలిగినప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి పైన సూచించిన రెండు ప్రత్యామ్నాయమార్గాలతోపాటు ఈ విషయాన్నికూడా శ్రద్ధగా యోచించాలని మేము భావిస్తున్నాము."

మిగతా ప్రశ్నలు దేశంలోని వివిధ రవాణా సాధనాల అభివృద్ధికి సంబంధించి భవిష్యత్తులో జరిగే ఖర్చు యే విధానాన్ని అనుసరించి జరగాలన్న విషయానికి సంబంధించి ఉన్నాయి. ఈ విధానాన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచించి, అమలు జరిపితే రోడ్డు, రైల్వే రవాణావ్యవస్థల సమన్వయీకరణ సమస్య అంత సులభంగా పరిష్కారం కాగలదని కమిటీ పేర్కొన్నది.

ఫలపుష్ప ప్రదర్శనంలో విజేతలకు బహుమతులు ప్రదానం

(మన విలేఖరి)

రాజమండ్రి, ఫిబ్రవరి2:—

రాజమండ్రి మునిసిపాలిటీ ఆధ్వర్యాన జరిగిన ఫలపుష్ప ప్రదర్శనలో విజేతలకు బహుమతిప్రదానసభ నిన్న మునిసిపల్ మ్యూజియం ఆవరణలో జిల్లా జడ్జి శ్రీ నందగిరి వెంకట్రావు అధ్యక్షతను జరిగింది.

మునిసిపల్ కమిషనర్, ప్రదర్శన కమిటి కార్యదర్శి శ్రీ భషీర్ అహమ్మద్ కార్యదర్శినివేదికను సమర్పించారు.

రిక్ట్రు జడ్జి ఆర్. వి. సీతారామారావుగారు మునిసిపాలిటీ వారిని యీలాంటి చక్కని ప్రదర్శనాలు యేర్పాటు చేసినందుకు అభినందించారు.

శ్రీమతి పి. సరోజినీమూర్తి బహుమతీప్రదానం చేశారు. బహుమతులు పుచ్చుకొన్నవాళలో యీ క్రిందివారున్నారు. కాసాని భీమేశ్వరరావు గారికి హార్టికల్చరుకు శ్రీ బచ్చు సత్యానందంగారిచ్చిన వెండి రోలింగుకప్పు యిచ్చారు.

కేంద్ర పొగాకు పరిశోధనాలయం, సెంట్రల్ జైలు,మునిసిపల్ పేపర్ స్కూలు,శ్రీయుతులు వాద్రేవు బాపిరాజు, కాసాని అప్పారావుముద్దారి శివరామకృష్ణయ్య, టి. వి. రత్నం శ్రీమతి తంగిరాల సత్యలక్ష్మిదేవిగార్లకు బహుమతులు పంచిపెట్టారు.

మునిసిపల్ వైస్ ఛైర్మన్ శ్రీ జి. యస్. బాలాజీదాస్ వందనసమర్పణ చేశారు.

బేతుపల్లి (గంగవరం) పంచాయతీ ఎన్నికలు

(మన విలేఖరి)

మధిర, ఫిబ్రవరి 4 :—

ఖమ్మంజిల్లా మధిర తాలూకా బేతుపల్లి (గంగవరం) గ్రామ పంచాయతీకి యీదిగువ చూపించబడిన సభ్యులు ఎన్నికైనారు:

అధ్యక్షుడు: మారిరాజు సీతారామచంద్రరావు, ఉపాధ్యక్షులు: పోయం రామగోవిందం, సభ్యులు:

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు-4

—: x :—

స్వరాజ్య యుగం

రచన: శ్రీ కొడాలి ఆంజనేయులు

క్రిందటి వ్యాసంలో రౌలట్‌కమిటీ నియామకమునుగూర్చివారినివేదికనుగూర్చిసూచించియున్నాను. రౌలట్ కమిటీకి సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షుడు. కుమారస్వామి శాస్త్రి,ప్రవేశచంద్ర మిత్తరులు సభ్యులు. వారి నివేదికలో 'కొమగటమారు' అనే ఓడ వుదంతమును పేర్కొని, అటువంటి సంఘటనలను అణచివేయడానికి ప్రత్యేక నిర్బంధ శాసనము లవసరములని నిరూపించినారని వ్రాశాను. ఈ సందర్భంలో 'కొమగటమారు' ఓడకథ సంగ్రహంగానైనా తెలుసుకోవడం మంచిది. 1914 లో 600 మంది సిక్కులు 'కొమగటమారు' అనే ఓడను కంట్రాక్టు తీసికొని కెనడాదేశమునకు పోయిరి. అక్కడ వారిని, కెనడా ప్రభుత్వంవారు ఓడ దిగనీయలేదు. వారు తిరిగి మనదేశమునకు ఆఓడలోనే వచ్చారు. వీరు బడ్జిబడ్జి రేవులో ఓడ దిగుతుండగా ప్రభుత్వంవారడ్డగించి దిగనివ్వక మరొక చోటికి పంపేటందుకు ప్రయత్నించారు.శిక్కులు తిరుగబడ్డారు. పోలీసులు తుపాకులు కాల్చారు. కొంతమంది చనిపోయినారు. ఒక పోలీసు ఇన్‌స్పెక్టరుకూడా చనిపోయినాడు. కొంతమంది తప్పించుకొని పారిపోయినారు. మిగిలినవారిలో చాలామందిని ప్రభుత్వంవారు ఖైదు చేశారు. ఈ పారిపోయినవారిలో బాబా గురుదత్తసింగ్ అనే ప్రముఖుడు 7 యేళ్లు ప్రచ్ఛన్నంగా తిరిగి, తుదకు గాంధిజీ సలహామీద 1921 లో పోలీసువారికి తెలుపుకొని ఒక యేడాది కారాగారశిక్ష అనుభవించాడు. ఇదీ 'కొమగటమారు' ఓడ ఉదంతం. ఇటువంటి ఉదంతములనే వుదాహరించి రౌలట్ కమిటీవారు ప్రత్యేక నిర్బంధ శాసనము లవసరమని తమ నివేదికలో వ్రాసిపెట్టినారు. ఈ రౌలట్ బిల్లులను ఎదుర్కొనేటందుకు గాంధీజీ కాంగ్రెసు రంగములో ప్రవేశించారు.

భారతదేశంలో గాంధీజీ ప్రథమ సత్యాగ్రహోద్యమాలు

గాంధీగారు దక్షిణ ఆఫ్రికానుండి ఇండియాకు 1915 లోనే వచ్చారు. ఆయన ఆదేశములోనే సత్యాగ్రహప్రయోగములను చేసి, కొన్ని విజయాలను సాధించెను. ఇండియాకు వచ్చిన పిమ్మటకూడా ఆయన వెంటనే కాంగ్రెసునాయకత్వమును వహించలేదు. భారతదేశములో జరుగుతున్న కొన్ని అన్యాయములను ఆయన ఎదుర్కొన తలంచినారు. బీహారులో చాంపరాన్ (చంపారణ్యం) జిల్లాలో, ఆంగ్లేయులు నీలితోటలు, తేయాకుతోటలు వేసి పెంచుతూండేవారు. ఆ తోటలలో పనిచేసేకూలీలను ఆ ఆంగ్ల యజమానులు బానిసలుగా చూస్తూ అనేకవిధములయిన పన్నులువేసి బాధిస్తూండేవారు. గాంధీజీ రాజేంద్రప్రసాద్ మొదలగువారిని సహచరులుగా చేసుకొని అక్కడ కొన్నినెలలు వుండి, ప్రభుత్వం వారిచ్చిన నిషేధవుత్తరువులను ధిక్కరించి జైలుకు పోవడానికి సిద్ధమై, ప్రభుత్వం వారిచే ఒక కమిటీనివేయించి, ఆ కూలీలకష్టాలను చాలా వరకు తొలగించగలిగెను.

గుజరాతులో 'కెయిరా' జిల్లాలో ఒక సంవత్సరము పంటలు పాడైనయి. ప్రభుత్వంవారు పన్నులకోసం రైతులను బాధలు పెట్టడం సాగించారు. అర్జీలకు, విజ్ఞాపనలకు, రాయబారాలకు ప్రభుత్వం లొంగలేదు. గాంధీజీ అక్కడ పన్నుల నిరాకరణోద్యమం సాగించి రైతులకు కావలసిన సౌకర్యం అందేటట్లు చేశారు.

అహమ్మదాబాదు మిల్లుయజమానులకు, మిల్లు కూలీలకు కూలి పెంపకంలో తగాదా వచ్చింది. యజమానులు కూలిపెంచేటందుకు ఒప్పుకోలేదు. ఆ సందర్భంలోకూడా గాంధీజీ ఉపవాసంచేసి మిల్లుయజమానులమనస్సులు కరగించి, కూలీలమజూరీ హెచ్చింపచేయగల్గెను. ఆనాటినుండి ఈనాటివరకు అహమ్మదాబాదు మిల్లుకార్మికులసంఘం ఒక విశిష్టవిధానంతో నడుస్తున్నది.

ఈ విధంగా గాంధీజీ 'అహింస' అనే తన అమ్ములపొదిలోని ఆయుధములను అవసరం వచ్చినప్పుడల్లా ప్రయోగిస్తూ వాటి వాడిని పరీక్షిస్తూనే వున్నారు.

1919 లో గాంధీజీ రౌలట్ శాసనమును సత్యాగ్రహాయుధముతో ఎదుర్కొన తలంచి మొట్టమొదట మార్చి 31 వ తేదీని దేశంలోని ప్రజలందరూ ఉపవాసములుచేసి రౌలట్ చట్టమును ప్రతిఘటిస్తూ సభలు జరుపవలెనని ఆదేశించారు. కాని తరువాత మార్పుచేసి యేప్రిల్ 6 న జరుపవలె నన్నారు. కాని మార్చి 31 వ తేదీనే ఢిల్లీలో కొంత గందరగోళం జరిగింది. పోలీసులు తుపాకులు కాల్చారు. ఈ సంగతి విన్న గాంధీజీ స్వామిశ్రద్ధానంద్‌కోర్కెమీద ఢిల్లీకి ప్రయాణ మయినారు. కాని ఆయనను ప్రభుత్వంవారు నిర్బంధించి వెనుకకు పంపివేశారు. ఇదివినగానే అహమ్మదాబాద్‌లోనూ, వీరంగంలోనూ అల్లరి చెలరేగింది. గాంధీజీ అహమ్మదాబాద్ పోయి ప్రజలను శాంతింపచేశారు. రౌలట్ చట్టములను సత్యాహింసల ద్వారా ఉల్లంఘింపగలమని గాంధీజీ ఒక ప్రమాణపత్రము నదివరకే తయారుచేసి, దానిపైనఅందుకు సిద్ధమయినవారు సంతకాలుచేయవలెనని ఆదేశించారు. ఢిల్లీలో జరిగిన కాల్పుల సందర్భంలో శ్రద్ధానందస్వామిని కాల్చివేసెదమని కొంతమంది యూరోపియన్ సిపాయిలు బెదిరించగా ఆయన ఎదురుతిరిగి నిలబడినాడు. పాప మా సిపాయిలకు చేతులాడలేదు. కాని కొన్ని సంవత్సరాలతరువాత గౌహతీ కాంగ్రెసుకు ముందు ఆయన ఒక దుష్టుని తుపాకిగుండుకెరయయినాడు. ఆరోజులలో హిందువులకును, మహమ్మదీయులకును అనుకోని ఐకమత్యం కలిగినది.ఈరౌలట్ శాసనసత్యాగ్రహోద్యమంలో హిందు, మహమ్మదీయులు ఐక్యకంఠంతో పని చేశారు. 1919 ఏప్రిల్ నెలతో భారతదేశ చరిత్రలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమైనదని చెప్పవచ్చును. యుద్ధానంతరం మహమ్మదీయులకు ఖిలాఫతు విషయంలో జరిగిన అన్యాయంవలనకూడా వారందరూ ఈ ఉద్యమంలో శాంతివులతో కలిసి మెలిసి పని చేయడం ప్రారంభించారు. ఇది ఇలా వుండగా 1919 లో పంజాబు రాష్ట్రములోని అమృతసరములో కాంగ్రెసు జరుగవలసి యుండెను. పంజాబు వీర జాతులకు పుట్టినిల్లు, అక్కడ కాంగ్రెసుద్వారా స్వపరిపాలనోద్యమము వ్యాపించడము ప్రభుత్వంవారికి సుతరాం ఇష్టంలేదు. అందువలన అక్కడ కాంగ్రెసు జరుగకుండా చేయవలెనని పంజాబు లెఫ్టినెంట్ గవర్నరు సర్ మైకేల్ ఒడయరు పట్టు పట్టినాడు. అందువలన అక్కడ కాంగ్రెసు జరిపేటందుకు సర్వసన్నాహాలూ చేస్తున్న డాక్టరు కిచ్లూ (లాయరు) డాక్టరు సత్యపాలు (వైద్యుడు)గార్లను అమృతసరు జిల్లామేజిస్ట్రేటు తనయింటికి10—4—1912 వ తేదీని పిలువనంపించి అరెస్టుచేయించి వారినెక్కడికో పంపివేశాడు. ఈవార్త నగరంలో తెలిసి, జిల్లా మేజస్ట్రేటు నడిగి తెలుసుకొనదలచి వేలకొలది ప్రజలు ఆయన బంగళాకు నడువసాగిరి. త్రోవలో వారిని కావలిసైనికు లాపివేయడమేగాక ప్రజలు సైనికులపైన రాళ్ళు రువ్వినారనే నెపముతో తుపాకులు కాల్చబడినవి. ప్రజలలో కొందరుమరణించారు. ఆ శవములతో వూరేగుతూ తిరుగుమొగంపట్టారు. ఉద్రిక్తులయినవారు కొంమంది త్రోవలో నేషనల్ బ్యాంకును తగులబెట్టి దాని తెల్లమానేజరును చంపివేశారు. ఆనాడు అయిదుగురు ఆంగ్లేయులు ప్రజలక్రోధాగ్నికిగురియై మరణించారు. ఇకనేమి? ఇంతపనిజరిగితే తెల్లప్రభుత్వమూరుకొంటుందా? ఆనాడే—1919 ఏప్రిల్ 10వ తేదీనాడే—అమృతసర్ నగరములో సైనికప్రభుత్వము ప్రకటింపబడింది. ఈ ప్రకటన పై అధికారుల ఆమోదమునకు లోబడి స్థానికాధికారులే చేశారు. ఏప్రిల్ 13 న హిందూ సంవత్సరాది పండుగ. ఆ నాడు అమృతసరము నగరమధ్యమునవున్న జలియన్‌వాలా బాగ్‌లో—20 వేల మంది స్త్రీలూ, పురుషులూ, బాలురు సమావేశమైనారు. జలియన్‌వాలాబాగ్‌చుట్టూ ఒక్క ప్రహరీ వుండి దానికి ఒకసన్నని త్రోవవుంది. అందరూ దానిలోనుంచి వెళ్ళాలి. దానిగుండానే రావాలి. ఆ సభ జరుగుతూండగానే డయ్యరు సేనాని 50 మంది యూరోపియన్ సిపాయిలతోను, 100 మంది భారతీయసిపాయిలతోను పోయి, ప్రజలపైన తుపాకులు కాల్పించినాడు. ఆసమయంలో 1600 గుండ్లు కాల్చాడట! మందుగుండు సామాను అయిపోయినందున కాల్చడం ఆపివేయవలసివచ్చిందని ఆయన హంటర్ కమిటీ యెదుట నిర్భయంగా సాక్ష్యమిచ్చాడు. ఆ హత్యాకాండలో మూడువేలమంది చనిపోయినారు, గాయాలు తగిలినవారు మంచినీళ్ళు ఇచ్చే దిక్కుకూడా లేక పడివున్నారు, ఆరాత్రిఅంతా అక్కడే. అదిమొదలు రెండు నెలలవరకు పంజాబు సైనికశాసనంక్రింద ఆట్టుడికినట్లుడికిపోయింది. సైనిక శాసనం క్రింద పంజాబులో సైనికులు జరపని దురంతం లేదు. పెద్ద వూరేగింపులపైన పడి కొట్టారు. విద్యార్థుల హాస్టల్సుమీద బాంబులు వేశారు. చిన్నచిన్న బడిపిల్లలను 10, 12 మైళ్ళు ఎండలో నడిపించి హింసించారు. స్త్రీలను వీధులలో బోనులలో పెట్టి వింతచూశారు. ఒకానొకసందులో పోయేవారిని మొదటినుండి చివరవరకూ మోకాళ్ళమీద పాకించారు. ఇందుకు కారణం మిస్ షేర్‌వుడ్ అనే ఒక మిషనరీ డాక్టరు ఆ సందుగుండా పోతుంటే,ఎవరో కొంద రామెను చుట్టుముట్టారట. ఈవిధంగా ఆనాటి సైనిక చండశాసనంక్రింద జరిగిన ఘోరకృత్యాలను వర్ణించ దలచుకొంటే ఇదే ఒక పెద్ద గ్రంథమవుతుంది. ఈ సందర్భంలో రాజప్రతినిధి కార్యవర్గములోనున్న సర్ శంకరనాయరు తనపదవికి రాజీనామాచేశాడు.

ఈవిషయాలు చాలాకాలంవరకు బయటకు పొక్కకుండా ప్రభుత్వంవారు కాపాడారు. బయటివారి నెవ్వరినీ—తుదకు సి. యఫ్. ఆండ్రూస్ వంటివారినికూడా పంజాబు పోనీయలేదు. ఈ గడబిడల మూలకంగా గాంధీజీ జూలైనెలలో సత్యాగ్రహోద్యమాన్ని విరమించారు. ఈ పంజాబుహత్యలనుగూర్చి విచారణ జరపవలసిందని ప్రజలు ఆందోళనచేయగా ప్రభుత్వంవారు 'హంటరుకమిటీ' అను ఒక కమిటీని నియమించారు. వీరియెదుట సాక్ష్యమీయడానికి, పంజాబు సైనిక శాసనంక్రింద యావజ్జీవద్వీపాంతరవాస శిక్ష విధింపబడిన లాలా హరికిషన్‌లాల్‌ను రానిచ్చేటందుకు ప్రభుత్వంవారు అంగీకరించనందున, ఆ కమిటీ గాంధీజీ ఆజ్ఞానుసారం బహిష్కరింపబడినది. కాంగ్రెసువారు ఆ విషయాలను విచారించేటందుకు వేరొక కమిటీని నియమించారు. ఆ సంఘంలో సభ్యులు శ్రీ శ్రద్ధానందస్వామి, మోతీలాల్ నెహ్రూ, మదనమోహన మాలవ్యాలు. తరువాత సి. ఎఫ్. ఆండ్రూస్, గాంధిజీలు కూడ వారితో కలసి విచారణచేశారు. వీరి నివేదిక 1920 లో ప్రకటింపబడింది.

అమృతసర్ కాంగ్రెసు

అమృతసర్ కాంగ్రెసు 1919 డిసెంబరులో మామూలు ప్రకారం మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతక్రింద జరిగింది. ఆ కాంగ్రెసుకు 15 వేల మంది ప్రతినిధులు, 30 వేలమంది ప్రజలు హాజరైనారు. అప్పుడు మనకు రాజప్రతినిధిగా వున్న చెమ్సుఫర్డు ప్రభువును ఆయన పదవి నుండి తొలగించవలసిందని తీర్మానం అంగీకరింపబడినది. మితవాదుల కది యిష్టం లేకపోయింది. బయ్యా నరసింహశర్మగారు కూడా దానిని ఎదిరించారు. తరువాత మితవాదులు కాంగ్రెసులోనుండి చీలిపోయి కలకత్తాలో సమావేశ మయినారు. అప్పటికి మాంటేగ్‌ఫర్డు సంస్కరణలు శాసన రూపం దాల్చినవి. బీసెంటు, తిలక్, గాంధీగార్లు ఆ సంస్కరణలను ఆచరణలో పెట్టి చూద్దామనే అభిప్రాయం వెలిబుచ్చారు. చిత్తరంజనదాసు మొదలగువారు సుతరాం వల్లగా దన్నారు. కాని, గాంధీగారి అభిప్రాయానుసారంగా ఆయనపెట్టిన సవరణతో తీర్మాన మంగీకరింపబడింది.

హంటర్‌కమిటీ నివేదికాఫలితం

1920 ఏప్రిల్‌లో హంటర్ కమిటీ నివేదిక వచ్చింది. జనరల్ డయ్యరు చేసిన హత్యాకాండను బ్రిటిష్ పార్లమెంటువారు సమర్థిస్తూ కొంత పొరపాటు జరిగినమాట వాస్తవమేనని సాచివేతగా మసిపూసి మారేడుకాయ చేశారు. దీనిమీద భారతదేశంలోని రాజకీయవాతావరణం ఉద్రేకపూరితమై, సంస్కరణలను ఆచరణలో పెట్టి చూద్దామనే పెద్దలుకూడా తిరిగిపోయినారు. ఇదే అసహాయోద్యమసంరంభమునకు పునాది యైనది. మహమ్మదీయులుకూడా, ఖిలాఫతు విషయంలో యుద్ధానంతరం తమకు కలిగిన అన్యాయమునకు క్రోధోద్రేకులై, అసహాయోద్యమంలో చేరేటందుకు సంసిద్ధులైనారు. హిందువులకు, ముస్లిములకు ఆరోజులలో అవినాభావ సంబంధ మేర్పడింది. అసహాయోద్యమం 1920 ఆగస్టు ఒకటవ తేదీని ప్రారంభ మయ్యెను. తిలక్ మహాశయుడు భారతదేశమును విషాదసాగరమున ముంచి జులై 31 వ తేదీని నిర్యాణము చెందినారు.

అసహాయోద్యమమునుగూర్చి యోచించేటందుకు 1920 సెప్టెంబరులో కలకత్తానగరమున లాలా లజపతిరాయ్ అధ్యక్షతక్రింద ప్రత్యేకకాంగ్రెసు జరిగింది. లజపతిరాయ్ అసహాయోద్యమాన్ని ఖండించారు. అయినా, గాంధీజీబలంతో ఆ తీర్మానం నెగ్గింది. మాంటేగ్‌ఫర్డు సంస్కరణములను బహిష్కరించవలయునని తీర్మానం చేయబడింది. ప్రజలు వోట్లు యివ్వకూడదని ప్రచారం చేశారు. దేశంలో చాలాచోట్ల వోట్లపెట్టెలు ఖాళీగా ఉండిపోయినవి. ఇందుకు చిత్తరంజనదాసు ప్రతికూలురు. అందువలన నాగపూరులో 1920 డిసెంబరులో, సేలం విజయరాఘవాచారి అధ్యక్షతక్రింద జరిగిన కాంగ్రెసుకు దాసుగారు తన సొంతఖర్చుల మీద రెండువేలమంది ప్రతినిధులను నాగపురమునకు రప్పించారు. అధ్యక్షుడు విజయరాఘవాచార్యులుగారికికూడా అసహాయోద్యమం మంచిదని ఇష్టంలేదు. కాని, ఆయన కాంగ్రెసు జరిగినన్నాళ్ళూ తటస్థంగా వున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులలోకూడా నాన్ కో ఆపరేషన్ తీర్మానం నాగపూరు కాంగ్రెసులో అంగీకరింపబడింది. ఆ కాంగ్రెసులోనే స్వదేశీవస్త్ర మనే పదానికి "చేతితో వడికిన నూలుతో చేతితోనేసిన బట్ట" అని నిర్వచనం చేయబడింది. కోర్టులు, కళాశాలలు బహిష్కరించవలయుననీ, ప్రభుత్వం వారి నామినేషను పదవు లంగీకరించరాదనీ, బిరుదులు వదలివేయాలనీ, మిలిటరీవారు ప్రజలతో స్నేహభావం కలిగియుండవలెననీ, ప్రజలు పరస్పర సహాయం చేసుకొంటుండవలయుననీ తీర్మానించారు. కాంగ్రెసులక్ష్యంకూడా "శాంత సమ్మతము, శాంతియుతము అయిన మార్గాలద్వారా స్వరాజ్య సంపాదనము భారతీయుల లక్ష్య"మని మార్పు చేయబడింది.

(సశేషం)

మహబూబాబాద్, ఫిబ్రవరి 1:—

మొగిలి చెర్లనుండి జనవరి 30న ఇక్కడకు తేబడిన ఒక స్త్రీ శవాన్ని శవ పరీక్ష జరిపిన తర్వాత గుండె, పొట్టమీద కొట్టిన ఫలితంగా మరణం సంభవించినట్లు మెడికల్ ఆఫీసర్ చెప్పారు. ఇంతవరకూఅరెస్టులు ఏమీ జరిగినట్లు తెలియలేదు.

520 మీటర్ల ఎత్తుగల టెలివిజన్ స్తంభం

మాస్కో, ఫిబ్రవరి 5:—

ఒస్టాన్‌కినో లోని మాస్కో టెలివిజన్ కేంద్రంలో 520 మీటర్ల యెత్తుగల స్టీలు కాంక్రీటు స్తంభ నిర్మాణం ప్రారంభమయింది. ఈ స్తంభం పునాదియొక్క వ్యాసరేఖ 63 మీటర్లు.

రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తికానున్న యీ ఒస్టాన్‌కినో స్తంభం ప్రఖ్యాతిచెందిన అమెరికన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 140మీటర్లు యెత్తు యెక్కువగా ఉంటుంది. ఈ స్తంభ నిర్మాణంవల్ల మాస్కో టెలివిజన్ కార్యక్రమాలను చుట్టుపక్కల 120 కిలోమీటర్ల దూరంవరకూ చూడటం సాధ్యమవుతుంది.

ఎంత తీవ్రమైన గాలి వచ్చినా స్తంభంయొక్క ఏంప్లిట్యూడులు వాల్లు మీటర్లకంటే యెక్కువవుగావని లెక్కలవల్ల తెలుస్తున్నది. మామూలు గాలితో 20—30 సెంటిమీటర్లకంటేయెక్కువగా వూగదు.

స్తంభం పైకి వెళ్ళటానికి రెండు ఎలివేటర్లు ఉంటాయి. ఆ ఎలివేటర్ల సహాయంతోఒక్కొక్క దానిలో ఒక్కొక్కసారి 14 మంది చొప్పున పైకి వెళ్ళవచ్చును.

అకాలీదళ వర్కింగ్ కమిటీ సమావేశం

శ్రీ నెహ్రూకు ఫతేసింగ్‌ద్వారా లేఖ అందజేయడానికి నిర్ణయం

అమృతసర్, ఫిబ్రవరి 6:—

శిరోమణి అకాలీదళ వర్కింగు కమిటీ అయిదు గంటలసేపు మాస్టర్ తారాసింగ్ అధ్యక్షతను నిన్న సమావేశమయింది. రెండువందల మాటలతో రచించిన ఒక లేఖను శ్రీ సంత్ ఫతేసింగ్ ద్వారా పంపడానికి నిర్ణయించింది. ఫిబ్రవరి 8న శ్రీ ఫతేసింగ్ ఢిల్లీలో శ్రీ నెహ్రూను సందర్శిస్తారు.

వర్కింగు కమిటీ సమావేశం రహస్యంగా జరిగింది. అందుచేత లేఖలో ఉదహరించిన అంశాలు ఏమిటో ప్రకటించలేదు.

పంజాబిసుబా ఏర్పాటుకు సంబంధించిన విషయాలను అకాలీదళ ప్రతినిధులతో చర్చించడానికి ఒక తేదీ నిర్ణయించమని, శ్రీ నెహ్రూను శ్రీ సంత్ ఫతేసింగ్ అడుగుతారని అకాలీదళ ప్రతినిధి ఒకరు, వర్కింగు కమిటీ సమావేశానంతరం, పత్రికా విలేఖరులతో చెప్పారు. శ్రీ ఫతేసింగ్ అస్వస్థతచేత సమావేశానికి హాజరు కాలేదు. ఇంకా ఆయన బలహీనంగానే ఉన్నారు.

అకాలీదళ సంస్థకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా వర్కింగు కమిటీ చర్చించింది.

శ్రీ ఫతేసింగ్ ఢిల్లీకి ఇవాళ బయలుదేరుతారు. వీరివెంట డాక్టర్ భగత్‌సింగ్ కూడా వెడతారని తెలిసింది.

ఫతేసింగ్ ప్రకటన

ప్రభుత్వానికి, సిక్కులకు మధ్యనున్న సమస్యలన్నీ సంప్రదింపుల ద్వారా పరిష్కారమవడమే తన వాంఛ అని శ్రీ ఫతేసింగ్ నిన్న పత్రికా విలేఖరులతో చెప్పారు.

'నేను ఎప్పుడూ శాంతిని ఆశిస్తాను. దేశంలో శాంతియుత వాతావరణం ఉండాలని కోరుతాను,' అని శ్రీ ఫతేసింగ్ తెలియజేశారు.

అలహాబాద్‌లో గాంధీ భవనం

—: x :—

గవర్నర్ శ్రీ ప్రకాశచే శంకుస్థాపన

అలహాబాద్, ఫిబ్రవరి 6:—

లక్ష రూపాయల వ్యయంతో అలహాబాద్ విశ్వవిద్యాలయంవారు నిర్మిస్తున్న గాంధీ భవనానికి మహారాష్ట్ర గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ నే డిక్కడ శంకుస్థాపన మహోత్సవం జరిపారు. గాంధేయ తత్వ ప్రచారానికి, నైతిక, ఆధ్యాత్మిక బోధనలకు ఉద్దేశించబడిన ఈ గాంధీభవనం అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఒక విభాగంగా వుంటుంది. దీని నిర్మాణానికై గాంధీ స్మారకనిధి, విశ్వవిద్యాలయాల గ్రాంట్సు కమిషన్ చెరిఒక 40 వేలరూపాయలను విరాళంగా ఇచ్చాయి.

గాంధిజీ చూపిన సత్యాహింసల మార్గాన్ని ప్రజలు అనుసరించాలని,ఆయన బోధలను పాటించాలని గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ విజ్ఞప్తి చేశారు.

"స్వాతంత్ర్య పోరాట సమయంలో కూడా గాంధీమహాత్ముడు బ్రిటిష్‌వారిని ద్వేషించలేదు. ఈ కారణంవల్లనే స్వాతంత్ర్యం సిద్ధించినపిమ్మట కూడా బ్రిటన్, భారతదేశాల మైత్రీ సంబంధాలు గాఢమవుతూనే వున్నాయి. భారతదేశం కుల, మత, భాషాభేదాలకు అతీతమైన ప్రజాస్వామిక దేశం. ప్రజా ప్రతినిధుల ప్రభుత్వం. వర్గభేదాలకు అతీతంగా ప్రజలు పరస్పర ప్రేమాభిమానాలతో మెలగాలి" అని శ్రీ శ్రీప్రకాశ అన్నారు.

శ్రీశైలం దేవాలయ పునరుద్ధరణ సంఘం

ఏర్పాటు జరుగుతుందని శ్రీ సంజీవయ్య ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 6:—

పన్నెండు లక్షల రూపాయల నిధిని వసూలు చేయడానికి శ్రీశైలం దేవాలయ పునరుద్ధరణ సంఘాన్ని ఏర్పాటుచేస్తారని నేడు ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ప్రకటించారు.

ఆరు నెలలలో ఈ సొమ్మును వసూలు చేయాలని ఆదేశించడం జరుగగల దన్నారు.

దేవాదాయశాఖకమిషనర్ శ్రీ పైడి లక్ష్మయ్య శ్రీశైలాన్ని విలాసయాత్రా కేంద్రంగానూ, యాత్రికుల కేంద్రంగానూ రూపొందించడానికి ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. సత్రాలు, విశ్రాంతి గృహాలు నిర్మించాలనీ, దేవాలయానికి రోడ్‌వేశారని, నాలుగు గోపురాలూ, ఒక కళ్యాణ మంటపం కట్టడానికీ, ఇతర పునరుద్ధరణ కార్యక్రమాలు చేయడానికీ ఇప్పుడు నిర్ణయించడం జరిగిందనీ పేర్కొన్నారు.

ప్రారంభంలో శ్రీయుతులు రామనాథశాస్త్రి, కె. లక్ష్మణశాస్త్రి శ్రీశైలం దేవాలయ ప్రాముఖ్యాన్ని వివరించారు.

ప్రణాళికశాఖామంత్రి శ్రీ పి. రంగారెడ్డి, పబ్లిక్‌వర్క్సు శాఖ మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు ఈ నిధికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభకు శ్రీయుతులు సి. బి. తారాపూర్‌వాలా, పి. ఎల్. భండారీ, లక్ష్మీచంద్ చలానీ, హరిశ్చంద్రప్రసాద్, ప్రభృతులు హాజరైనారు.

హైదరాబాదునుంచి ఉదజనిబెలూన్‌ప్రయోగం

:x:

ప్రధాని నెహ్రూ, గవర్నర్ సచార్, ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య దీనిని తిలకించినట్టు వార్త

హైదరాబాద్, ఫిబ్రవరి 5 :—

ఆకాశంలో దాదాపు లక్ష అడుగుల ఎత్తున కాస్మిక్ కిరణాలను పరిశీలించే ఉద్దేశంతో తాతా పరిశోధనాలయం శాస్త్రజ్ఞులు ప్రొఫెసర్ ఎం. జి. కె. మీనన్ నాయకత్వాన నేటి ఉదయం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణ నుంచి ఉదజనితో నింపిన ఒక పెద్దబెలూనును ప్రయోగించారు.

ఈ బెలూను పలుచని పాలిథిలీన్ ప్లాస్టిక్ పొరతో తయారు చేయబడింది.

ప్రధాని నెహ్రూ, గవర్నర్-భీమ్‌సేన్‌సచార్, ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ఈ బెలూను ప్రయోగాన్ని తిలకించారు.

ఫిబ్రవరి మొదలుకొని ఏప్రిల్ నెలాంతం వరకు—మూడునెలల కాలంలో 80 అడుగుల నుంచి 200 అడుగుల వ్యాసంలో సుమారు 40 బెలూన్లను ఎగురవేయాలని తాతాసంస్థ తల పెట్టింది. ఆ కాలంలో చాలా ఎత్తున వాతావరణ పరిశోధనలు సాగించడానికై అవసరమయే శాస్త్ర పరికరాలు ఈ బెలూన్లలో అమర్చబడుతాయి. ఈబెలూన్లు 70 వేలనుంచి 1లక్ష 30 వేల అడుగుల ఎత్తువరకు ఎగురగలవని అంచనావేశారు. ఈ శాస్త్ర పరికరాలు సుమారు 36 గంటల సేపటివరకు అంత ఎత్తులో వుండి పోగలవు. తర్వాత అవి బెలూనునుంచి విడివడి గాలిగుమ్మటాల (పేరాషూట్స్) సహాయంతో, దెబ్బతినకుండా భద్రంగా నేలకు దిగుతాయి. ఈ బెలూన్లు పైకి ఎగిరేటప్పుడు గాలివాటుగా ప్రయాణిస్తాయి.

నేటి ఉదయం ఎగురవేసిన బెలూనులో 8 వేల ఘన అడుగుల ఉదజనిని నింపినట్లు ప్రొఫెసర్ మీనన్ ప్రధానికి తెలియజేశారు. నేటి సాయంత్రం సుమారు 3 గంటలకు ఈ బెలూను ఏలూరుకు సమీపాన పతనంకాగలదనికూడా ఆయన చెప్పారు.

మొదటి బెలూను ప్రయోగం ఫిబ్రవరి 2వ తేదీన జరిగింది. అందులోని శాస్త్ర పరికరాలు కైకలూరువద్ద పతనమైనాయి. వాటిని నేడు హైదరాబాద్‌కు తీసికొనివచ్చారు. నిన్నకూడా ఒక చిన్న బెలూనును ఎగురవేశారు. అది 85 వేల అడుగుల ఎత్తువరకు ఎగిరింది. భారతీయ వాతావరణ పరిశోధకశాఖతో కలసి తాతాసంస్థ ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్నది.

ఏప్రిల్‌నెల మధ్యకాలం వరకు వివిధ ప్రయోగాలు సాగించడానికై 15 మంది అమెరికన్ శాస్త్రజ్ఞులు ఈనెలాఖరుకు హైదరాబాద్ రాగలరని తెలుస్తున్నది.

కుటుంబం ఆత్మహత్య

కలకత్తాలో విషాదసంఘటన

కలకత్తా, ఫిబ్రవరి 6:—

ఉత్తర కలకత్తాలో నిన్న సాయంత్రం 48 సంవత్సరాల వయస్సుగలిగిన ఒక హోమియోపతి వైద్యుడు, 40 సంవత్సరాల వయస్సుగల ఆయన భార్య, 8 సంవత్సరాల కొడుకు ముఖంనిండా ద్రావకపు బొబ్బలతో చర్మం కాలిపోయి తమ ఇంట పడకగదిలో చనిపోయి ఉండగా పోలీసులు వచ్చి కనుగొన్నారు.

పోలీసులు వచ్చిన సమయానికి తల్లి, కుర్రవాడు చనిపోయారు. తండ్రి కొనవూపిరిలో ఉండగా అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లారుగాని కొద్ది క్షణాల్లోనే అతడు చనిపోయాడు.

ఆత్మహత్య చేసుకోవడానికి తమలో తాము ఒప్పందానికి వచ్చినట్లు తెలియజేస్తూ డాక్టర్ వ్రాసినట్టుగా చెప్పబడుతున్న ఒక ఉత్తరం తమకు దొరికిందని పోలీసులు అన్నారు. అయితే కుర్రవాడు ఒళ్లంతా ద్రావకపు బొబ్బలతో అంత భయంకరంగా కాలిపోవడం ఎలా జరిగిందో ఉత్తరంలో పేర్కొనబడలేదు.

డిశంబరునెలలో ఉద్యోగులపై కేసులు

ఢిల్లీ, ఫిబ్రవరి 6:—

1960 డిసెంబరు నెలలో 184 మంది ఉద్యోగులపైన స్పెషల్ పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో ఇరవైమంది గెజిటెడ్ ఆఫీసర్లు. ఈ కేసులన్నిటిని గూర్చి బహిరంగ విచారణ జరుపుతారు.

అధికార ప్రకటనలో గెజిటెడ్ ఉద్యోగులను గూర్చి ఇలా ఉదహరించారు: రక్షణ శాఖకు చెందిన ముగ్గురు కమిషన్ ఆఫీసర్లు, కేంద్ర నీటి పారుదలశాఖ లో నలుగురు ఉద్యోగులు, మిగతా వారు తదితర శాఖలలోనివారు.

ప్రత్యేక విమాన తపాలా కవర్లు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి6:—

విమాన తపాలా సర్వీసు సువర్ణోత్సవ సందర్భంగా ఫిబ్రవరి 18 వ తేదీని ప్రత్యేక విమాన తపాలా కవర్లు-తపాలాబిళ్లలు జారీ చేయబడుతున్నాయి.

భారతదేశంలో విమాన తపాలాసర్వీసు ప్రప్రథమంగా 1911 ఫిబ్రవరి 18 వ తేదీన అలహాబాద్, నైనీలమధ్య ప్రారంభమయింది.

సువర్ణోత్సవంనాడు ప్రత్యేకంగా వెలువరించబడే కవర్లపై ప్రత్యేక తపాలాముద్ర వేయబడుతాయి. ఈ సందర్భంగా ఒక రూపాయి, 15 నయాపైసలు, 5 నయాపైసలు విమాన తపాలా బిళ్లలు జారీ చేయబడుతున్నాయి. కుదురువెల 15 నయాపైసలు. అసలు 1911 లో ఉపయోగించబడిన విమానం బొమ్మ ముద్రించబడి వుంటుంది

వెనుకబడిన తరగతుల అభివృద్ధి

రాష్ట్రప్రభుత్వాలుకూడా సహాయపడాలని శ్రీ దాతార్ సూచన

హైదరాబాద్, ఫిబ్రవరి 6 :—

వెనుకబడిన తరగతుల అభివృద్ధికి భారత ప్రభుత్వం శక్తికొలదీ ప్రయత్నిస్తున్నదని, ఈ కృషి చాలినంతగా లేనందున రాష్ట్రప్రభుత్వాలు ఈకృషికి సహాయ పడాలని కేంద్ర డిప్యూటీ హోం మంత్రి శ్రీ దాతార్ ఇవాళ ఇక్కడ చెప్పారు.

వచ్చే ఎనిమిది సంవత్సరాలలో, హరిజనులకు తదితర కులాలకు మధ్యనున్న వ్యత్యాసాలను, తొలగించడానికి కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. హరిజనాభివృద్ధికి బడ్జెటులో ప్రతి సంవత్సరం తగినంత మొత్తాన్ని కేటాయించమని కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు సూచించిందన్నారు.

సికింద్రాబాద్ పెరేడు గ్రౌండ్సులో ఇవాళ ఉదయం ప్రప్రథమ అఖిల భారత హరిజన, గిరిజన కార్యకర్తల సదస్సుకు శ్రీ దాతార్ ప్రారంభోత్సవం జరిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు దాదాపు మూడు వందల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

మైసూరు ప్రభుత్వ వ్యవసాయ మంత్రి శ్రీ రాచయ్య అధ్యక్షత వహించారు.

నేపాల్‌లో పన్నుల నిర్ణాయక కమిషన్

శ్రీ టంకా ప్రసాద్ ఆచార్య అధ్యక్షతను నియామకం

ఖాట్మండూ, ఫిబ్రవరి 6:—

నేపాల్‌లో ఇరవై అయిదుమంది సభ్యులతో కూడిన పన్నుల నిర్ణాయక రాయల్ కమిషన్‌ను శ్రీ టంకాప్రసాద్ ఆచార్య అధ్యక్షతను నియమించినట్లు నిన్న రాజభవనం కార్యదర్శి ప్రకటించారు. శ్రీ టంకప్రసాద్ ఆచార్య మాజీ నామినేటెడ్ ప్రధాని.

ఫీల్డుమార్షల్ కెయిజర్ షంషేర్‌జంగ్ బహదూర్, సర్దార్ గుంజమాన్‌సింగ్ ప్రభృతులు ఈ కమిషన్ సభ్యులు.

పన్నుల విధానం, ఉచిత కమతాలు మొదలగు నాలుగు అంశాలపై ఈ కమిషన్ ఒక నివేదికను పదిహేను రోజులలో తయారు చేయాలి.

జాతీయ దినోత్సవం

ఫిబ్రవరి 18 వ జాతీయదినోత్సవాలలో విద్యాసంస్థలన్నీ సంపూర్ణంగా పాల్గొనాలని నేపాల్ ప్రభుత్వ విద్యాశాఖ నిన్న ఆయా సంస్థలకు తెలియజేసింది.

పాఠశాలలు విద్యాసంస్థలు దీపాలతో అలంకరించాలని, జాతీయ సమైక్యతకు చిహ్నమైన మహేంద్రరాజు చిత్రపటాన్ని వూరేగించాలనీ విద్యాసంస్థలకు తెలియజేశారు.

జబల్పూర్‌లో మొత్తం 272 మంది అరెస్టు

జబల్పూరు, ఫిబ్రవరి 6:—

జబల్పూరులో గత శుక్రవారం జరిగిన సంఘటనల సందర్భంగా 272 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

నగరంలో పరిస్థితి ప్రశాంతంగా వున్నది. కర్ఫ్యూ యింకా అమలులో వుంది. అల్లరులు జరిగిన ప్రదేశాలలో సాయుధ పోలీసులు కాపలా ఉన్నారు.

ఇక్కడకు చేరువనవున్న పనగర్ గ్రామంలో ఒకవ్యక్తిని ఎవరో కత్తితో పొడిచినట్లు వార్తలు చేరాయి.

అగ్నిమాపకదళ వారోత్సవం

హైద్రాబాదులో ప్రదర్శనం

హైదరాబాద్, ఫిబ్రవరి 6:—

అయిదవ అఖిలభారత అగ్నిమాపక దళ వారోత్సవం నేడు జంట నగరాలలో ఘనంగా జరిగింది. సైనిక, పౌర, పోలీసు దళాల ఉద్యోగులు బాల భటులు, ప్రదర్శనలో పాల్గొన్నారు.

హరిజనుల గిరిజనులకు ప్రత్యేక విద్యాసదుపాయం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తరగతుల ఏర్పాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 6:—

హరిజనులను గిరిజనులను అఖిలభారత పోటీ పరీక్షలకు అవసరమైన విద్యను బోధించడానికై కేంద్రం ప్రత్యేకంగా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కొన్ని ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేస్తున్నదని దీనికి 75 వేల రూపాయలు ఖర్చు పెడుతుందని, కేంద్ర మంత్రి శ్రీ దాతార్, నేడిక్కడ తెలియజేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా దీనికోసం ప్రత్యేక తరగతులను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి అవుతున్నవని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హరిజనులకు స్కాలరు షిప్‌లు స్టైపెండులు యివ్వడానికి 2 కోట్ల 30 లక్షలు కేటాయించబడ్డాయని ఆయన తెలియజేశారు.

బొంబాయికెర్బురేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 6:—

బొంబాయిలో సోమవారం రాత్రి 10 గంటలకు వున్న కెర్బు రేట్లు :—

టాటా స్టీల్ (ఆర్డి)	145.75
ఇండియన్ ఐరన్	24.36
హిందూ మోటార్స్	20.12
సెంచరీ	492.00
నేషనల్ రేయాన్	508.00
బొంబే బర్మా	552.00
టెల్కో	294.00
ప్రత్తి జరిల్లా ఏప్రిల్	558.50
వెండి :—	
ఫాల్గుణం	206.90
బంగారం :—	
ఫాల్గుణం	120.35
ఆముదాలు మే	168.37
అవిసె (మే)	33.87
వేరుశనగ (మే)	216.50
వేరుశనగ నూనె ఫిబ్రవరి	19.50

అహమదాబాద్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఉన్నరేట్లు :—

అతుల్	510
అంబికా	1118
క్యాలికో	909

ఆంధ్రప్రదేశ్‌లో అధికాహారోత్పత్తి విషయంలో విజయం సాధించిన తొమ్మిది జిల్లాలలో మొదటిదిగావచ్చిన కృష్ణాజిల్లాకు 500 రూపాయిల విలువగల బహుమతిని వ్యవసాయమంత్రి శ్రీ ఎస్. రామచంద్రారెడ్డి కృష్ణాజిల్లా పరిషత్తు అధ్యక్షునకు అందజేస్తున్న దృశ్యం.

రాజేంద్రనగర్ లో గ్రామీణ విశ్వవిద్యాలయం

:x:

ప్రభుత్వం త్వరలోనే నెలకొల్పగలదని మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 6—

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయమంత్రి శ్రీ రామచంద్రారెడ్డి నేడు రాజేంద్రనగర్‌లో జరిగిన వ్యవసాయశాఖ ఉద్యోగుల సదస్సులో ప్రసంగిస్తూ త్వరలోనే, రాజేంద్రనగర్‌లో ఒక గ్రామీణ విశ్వవిద్యాలయం నెలకొననున్నదని తెలియచేశారు.

గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం చాల పట్టుదలతో వున్నదని, తన శాయశక్తులా కృషి చేస్తున్నదని ఆయన అన్నారు.

రసాయనిక ఎరువులు తగినంతగా సప్లయి కాక పోవడంవల్ల ఈ యేడు ఇబ్బందిగానేవున్నదని అయినప్పటికి ఆంధ్రప్రదేశ్, వ్యవసాయ రంగంలో, చక్కటి అభివృద్ధిని సాధించినదని ప్రధాని నెహ్రూ ఈ అభివృద్ధిని చూచి, మెచ్చుకొన్నారని ఆయన అన్నారు.

తృతీయ ప్రణాళికా కాలంలో ఆంధ్రప్రదేశ్ తనకు 24 లక్షల టన్నుల రసాయనిక ఎరువులు కావాలని కోరినదని, ఇది 28 లక్షల టన్నులకు పెరగవచ్చునని ఆయన తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు సరిపోయినట్టుగా, వీటిని సప్లయి చేయగలమని కేంద్రమంత్రి శ్రీ పాటిల్ వాగ్దానం చేశారని ఆయన తెలియజేశారు.

ఆంధ్రకు కేటాయించిన ఇనుము, ఉక్కు కోటాలలో నూటికి 10 వంతులు మాత్రమే ఇంతవరకు అందాయని, చాలినంత సప్లయి చేయగలమని జాతీయ అభివృద్ధి సంఘం మాట యిచ్చినట్లు శ్రీ రామచంద్రారెడ్డి ఎరుక పరిచారు.

తృతీయ ప్రణాళికా కాలంలో ప్రతి జిల్లాను రెండు భాగాలుగా విడదీసి వ్యవసాయ శాఖాధికారులను ఇద్దరిని నియమించగలమని, దీనివల్ల పని చురుకుగా సాగుతుందని ఆయన తెలియచేశారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ బి. జె. నాయుడు, ప్రసంగిస్తూ, వ్యవసాయ పరిశోధనలు ఇప్పుడెంతో అవసరమని, ఉత్పత్తిని పెంచడానికి ఉపకరించే పరిశోధనలు జరగాలని అన్నారు. పరిశోధకులకు జీతాలను పెంచడానికి తాము ప్రయత్నించగలమని, దీనికై నియుక్తమైన కమిటీ సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖలో పని చేసే ప్రతివ్యక్తి, ఒక నూతనోత్సాహంతో కృషి చేయాలని ఉద్బోధించారు.

ఒక విషయం చర్చకు వచ్చినపుడు క్రింది ఉద్యోగులు ఏమాత్రం సందేహించక, భయపడక, తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయాలని, కాని ఒక నిర్ణయం అంటూ జరిగాక, దానిని అమలులో పెట్టడానికి కృషి చేయాలని ఆయన అన్నారు.

వ్యవసాయశాఖ డైరెక్టర్, శ్రీ డి. విశ్వనాథ రెడ్డి, సభా ప్రారంభానికి ముందు, మంత్రికి తదితరులకు స్వాగతం చెప్పారు.

రాయలసీమలో మరొక వ్యవసాయ కళాశాల

తృతీయ ప్రణాళికా కాలంలో వ్యవసాయ శాఖలో పరిశోధన చేస్తున్నవారికి, రాజేంద్రనగర్‌లో ఇండ్లు నిర్మించగలమని, మరికొన్ని సౌకర్యాలు చేకూర్చగలమని ఆయన తెలియచేశారు. సర్కారు, రాయలసీమ జిల్లాలలో పరిశోధనా కేంద్రాలను పటిష్టవంతం చేయగలమని, రాయలసీమలో ఒక వ్యవసాయ కళాశాల ఏర్పాటు కాగలదని ఆయన అన్నారు.

ఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సమితి సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:—

ఈనెల 7 వ తేదీన ఇచ్చట ప్రారంభం కానున్న 14 వ ప్రపంచ ఆరోగ్య సమితి సమావేశానికి హాజరు కావడానికై నూరుగురు ప్రపంచ దేశాల ఆరోగ్య నిపుణులు నేడిచ్చటకు విచ్చేశారు.

విజ్ఞాన భవనంలో జరుగనున్న ఈ మహా సభను ప్రధాని నెహ్రూ ప్రారంభిస్తారు.

ప్రతి ఒక్క అంగుళంనుంచి దురాక్రమణను తొలగించాలి

—రక్షణమంత్రి కృష్ణమీనన్ ఉద్ఘాటన

క్విలన్, ఫిబ్రవరి 6:—

భారతదేశానికిచెందిన ఏ ఒక్క అంగుళంమేర భూభాగాన్ని చైనా తనదేనని వాదించినా లేక పాకిస్తాన్ ఆక్రమించుకొన్నా అట్టి దురాక్రమణను తొలగింపచేయటం ఒక్కటే ఈ సమస్యకు సరైన దృక్పథమని భారత రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ గతరాత్రి ఇక్కడొక బహిరంగసభలో ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు.

సర్వసత్తాక స్వతంత్ర దేశంగా తన సరిహద్దులను కాపాడుకొనటం భారతదేశ బాధ్యత అని ఇకపై ఎలాంటి దురాక్రమణను అనుమతించబోమని, ఆయన వక్కాణించారు.

ఈ బహిరంగ సభను జిల్లా కాంగ్రెసు సంఘం కాంగ్రెసు షష్ఠ్యబ్దోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసింది.

శ్రీ కృష్ణమీనన్ తన ప్రసంగంలో భారత దేశ వైదేశిక, రక్షణ విధానాలను, గత 75 సంవత్సరాలలో కాంగ్రెసు నిర్వహించిన మహత్తర పాత్రను గురించి క్లుప్తంగా ప్రస్తావించారు.

జాతీయోద్యమం అంతంలేని కృషి అనీ, మొదటిదశలో అది దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం సాధించినదని, ఆ ఉద్యమం ఇప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యంకోసం పోరాడుతూ మరొకదశలో ప్రవేశించినదని ఆయనఅన్నారు. ఈ విషయంలో భారతదేశం చాల అభివృద్ధిని సాధించినదనీ, అయితే మనదేశం ఎంతపెద్దదో మనసమస్యలు కూడ అంత అధికంగా ఉన్నవని, ఏమైనప్పటికి ప్రభుత్వం తన జాతీయ అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నదని శ్రీ కృష్ణమీనన్ వక్కాణించారు.

సభకు జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సి. యం. స్టీఫెన్స్ అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికిముందుఒకగొప్పఊరేగింపుజరిగింది.

శ్రీ కృష్ణమీనన్ ఆ తర్వాత అఖిల కేరళ ప్రైవేటు కళాశాలల ఉపాధ్యాయుల సంఘం ద్వితీయ సమావేశాన్ని ప్రారంభిస్తూ ప్రజలలో జాతీయశీలంఆవశ్యకతనుగురించి వక్కాణించారు.

భారతదేశం తన ఆర్థిక సాంఘిక సమస్యలను చాలవరకు పరిష్కరించినదని, అయితే జాతీయ శీలం, ప్రవర్తన అనేవి మాత్రం ఇప్పటికి పెద్ద సమస్యగానే ఉన్నవని ఆయన అన్నారు.

కేరళలో హిందూ ముస్లిముల ఐక్యత

బలపడినదని శ్రీ ఇబ్రహిం ఉద్ఘాటన

పాల్ఘాట్, ఫిబ్రవరి 6:—

పాల్ఘాట్‌జిల్లా ముస్లింలీగ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ పార్లమెంటు సభ్యుడు శ్రీ ఇబ్రహిం సులైమాన్, కేరళలో కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీ ముస్లింలీగుల సమిష్టి మంత్రివర్గం ఏర్పడడంవల్ల,హిందూ— ముస్లింఐక్యత బలపడినదని అన్నారు. కనుక, ఇకముందుకూడా, ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని ఆయన వాదించారు

చేనేత పారిశ్రామికులకు చౌకగా రంగులు,మగ్గాలు

:x:

లభింపజేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మంత్రి కల్లూరి చంద్రమౌళిగారి ప్రకటన

విజయవాడ, ఫిబ్రవరి 6:—

చేనేత పారిశ్రామికులకు అవసరమయిన మగ్గాలు, రంగులు, ఇతర పరికరాలను చౌకగా అందజేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదని "ఆంధ్రప్రదేశ్ సహకారశాఖామాత్యులు శ్రీ కల్లూరి చంద్రమౌళి ఇక్కడ జరుగుచున్న చేనేత వారోత్సవాలలో నేటి సాయంత్రం ప్రసంగిస్తూ అన్నారు.

శ్రీ దామెర్ల రమాకాంతరావు అధ్యక్షత వహించారు.

మంత్రిగారు తమ ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:

"చేనేత వస్త్రాలకు విదేశీ రసాయనిక రంగులు వాడుతున్నారు. అవి తాత్కాలికంగా ఆకర్షణీయంగా వుంటాయి. కాని చేనేత వస్త్రాల మన్నికను, నాణ్యతను పోగొట్టుతున్నాయి. అందుచేత స్వదేశీ రంగులను, స్వదేశీ మూలికలతో ఉత్పత్తి చేసుకోవాలి. దానికొరకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మగ్గాలను తయారుచేయటానికి చౌకగా సహకార విధానం ద్వారానే అందించడానికి ప్రభుత్వం యోచిస్తున్నది."

శ్రీ చంద్రమౌళిగారు తర్వాత సహకార విధానం, ఆహార పదార్థాల ఉత్పత్తికీ, వస్త్రోత్పత్తికీ, మానవుని ఇతర అత్యవసర వస్తువుల తయారుకూ అన్నివిధాలా యోగ్యమైనది అనిచెప్పూ సహకారం సృష్టిలో సహజమైనది. అదిలేంది జీవితంలేదు. జీవించడం సాధ్యంకాదు. సంఘానికి సుదూరంగావుండి వ్యక్తిత్వంతో జీవిస్తుంటే స్పర్థలు ఎక్కువ అవుతాయి. అన్నిరంగాలలోనూ సహజత్వం రావాలంటే సహకారమే శరణ్యం. సహకార రంగం ఎంతగానో ఉపయోగ పడగలదు. సహకారం నిర్బంధంగా జానిసల్పి చేస్తుందని గొర్రెల మందలాగా కనబడుతుందనుకోవడం పొరబాటు. అందులో సహజత్వం, సరళత్వం వున్నాయి. అదినమిష్ఠి కళ్యాణ మిచ్చేది. సహకార సంఘాలలో లోపాలు సరిదిద్దాలి. అందర్నీ సహకార సంఘంలో చేరాలనడం కూడా నిష్ప్రయోజనం. చేనేతలో నూటికి 60వై మంది సహకార సంఘాల్లో వున్నారన్నారు. సంఖ్య పెద్దది కావడంవల్ల ప్రయోజనంలేదు. మూలానికే ముప్పు వస్తుంది. వివేకం, జాగరూకత వుండాలి. సంఘ సేవాదృష్టితో పనిచేయాలి. అధికారం హస్తగతం అయిందనుకుంటే ప్రయోజనం వుండదు. నిర్మాణ కార్యక్రమం వుండాలి. అందుకనే గాంధీజీ ఖద్దరు ఉద్యమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదిమనది అనుకుని ప్రజలు, పారిశ్రామికులు, ఉద్యోగులు అంతా చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలి. భారతదేశానికి పూర్వం సుకుమార హస్తకళా నైపుణ్యతకు, అంతర్జాతీయ ఖ్యాతివుంది. చేతి పనులలో కళ, జీవం వున్నాయి. కాంతి వుంది అని మంత్రిగారు అన్నారు.

ఆయన సహకార కేంద్ర బ్యాంకులలో డబ్బును దాచుకోవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు సహకార బ్యాంకుల ద్వారా పారిశ్రామికులకు సహాయ పడవచ్చునన్నారు. ఆర్థికసంస్థను ఒకదానిని పారిశ్రామికులకు ఏర్పాటుచేయాలనే యోచన వున్నదన్నారు. ఈ ఉద్యమం ప్రజల ఉద్యమం అన్నారు.

అంతకుముందు హాండ్‌లూమ్ డైరెక్టర్ శ్రీ గోపాలరావుగారు ప్రసంగిస్తూ చేనేత పారిశ్రామికులకు ప్రభుత్వం ఇస్తున్న గృహవసతులు, ఇతర సదుపాయాలను వివరించారు.

శ్రీ ఆర్. గజపతి అభినందనాలు చెప్పారు. ప్రభాత్ థియేటర్సువారు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం నాటకం ప్రదర్శించారు.

పత్రికా రచయితల కార్యనిర్వాహకవర్గ సమావేశం

పూనా, ఫిబ్రవరి 6:—

అహమ్మదాబాద్ మద్రాసు కో—ఆపరేటివ్ వార్తా పత్రికల సమస్యలను చర్చించి వాటికి సహాయం చేసే మార్గాలను గురించి ఆలోచించడానికై అఖిల భారత పత్రికా రచయితల కార్యనిర్వాహకవర్గం అత్యవసరంగా ఈనెల 11వ తేదీన మద్రాస్‌లో సమావేశం కానున్నది.

తృతీయప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు

కనీసం రు. 350కోట్లు కావాలని కేంద్రమండలి అభిప్రాయం

(మన విలేఖరి)

ఢిల్లీ, ఫిబ్రవరి 6 :—

తృతీయ ప్రణాళికా కాలంలో ఆరోగ్య కార్యక్రమాలకు 350 కోట్లయినా లేని పక్షంలో అభివృద్ధికి అఘాతం కలుగుతుందని, పైగా ద్వితీయ ప్రణాళికలో సాధించిన శీఘ్రగతి మందగిస్తుందని కేంద్ర ఆరోగ్య మండలి తన అభిప్రాయం ప్రకటించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ డి. పి. కర్మార్కరు అధ్యక్షతన గత వారాంతంలో సమావేశమై రెండవప్రణాళికాపద్ధతిపై రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేసేపద్ధతిని కొనసాగించటమే మంచిదని అభిప్రాయ పడింది.

మలేరియా, మశూచి మొదలైన అంటు వ్యాధులను పారద్రోలే జాతీయ కార్యక్రమం ధనాభావంచేత ఏమాత్రం దెబ్బతినరాదని మండలి ఆమోదించింది.

మంచినీటి సరఫరాకు తృతీయ ప్రణాళికలో ఇప్పటికంటె ఎక్కువధనం కేటాయించాలని కూడ ఈ మండలి అభిప్రాయ పడింది.

'ఆంధ్రప్రభ' కథానికల పోటీ

బహుమతిప్రదానసభ ఏర్పాటు

విజయవాడ, ఫిబ్రవరి 6 :—

"ఆంధ్రప్రభ" సచిత్ర వారపత్రిక సంక్రాంతికి జరిపిన కథానికల పోటీలో ఉత్తీర్ణులైన వారికి బహుమతుల ప్రదానానికై రేపు—ఫిబ్రవరి 7 వ తేదీ మంగళవారం — సాయంత్రం 5—0 గంటలకు "ఆంధ్రప్రభ" కార్యాలయంలో బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌వర్క్సు శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు బహుమతులను పంచిపెడతారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 6:—

ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘం వచ్చే సమావేశం అసెంబ్లీ భవనంలోని హాలులో ఫిబ్రవరి 16 వ తేదీని జరుగుతుంది. ఈ సమావేశం 17 వ తేదీని కూడా కొనసాగవచ్చునని తెలుస్తున్నది. (మ. వి.)

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 6:—

నేటి క్లోజింగ్	32.19
నేటి ఓపెనింగ్	32.17

సరిహద్దు నిర్ణయంపై చైనాతో పాకిస్తాన్ చర్చలు

:x:

ఎంతవరకు నిజమో తెల్పవలసిందిగా ఇండియా ప్రభుత్వం కోరినట్టు వార్త

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 :—

పాకిస్తాన్ ప్రభుత్వం, చైనా ప్రభుత్వంతో సరిహద్దుఒడంబడికకై ప్రతిపాదనలు కావించినదన్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియజేయవలసినదిగా, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను కోరినట్లు తెలియవస్తున్నది. కాని పాకిస్తాన్ ప్రభుత్వం యింతవరకు ఎట్టి సమాధానం యివ్వలేదు.

పాకిస్తాన్ చైనాదేశాలు సమిష్టిగా తేల్చుకోవలసిన సరిహద్దు సమస్యలంటూ వాస్తవానికి లేనేలేవు. పాకిస్తాన్ ఆక్రమించిన "ఆజాద్ కాశ్మీర్" సరిహద్దుకు మాత్రమే చైనా సరిహద్దుతో సంబంధంవుంది. ఈ సరిహద్దు ప్రాంతాన్ని కొలిచి గుర్తించడానికై సంప్రదింపులు ప్రారంభించగలమని, చైనా ప్రభుత్వం తనకు తెలియచేసినట్లు, పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇటీవల ప్రకటించిన విషయం ఆంధ్రప్రభ పాఠకులకు విదితమే. ఈ ప్రకటనకు గల అంతరార్థ మేమిటో తెలియచేయవలసినదిగా భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను అడిగింది.

జాతీయ సంక్షేమ కార్యక్రమాలు

రిజర్వు బ్యాంక్ సమీక్ష

బొంబాయి, ఫిబ్రవరి 6 :—

జాతీయ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం సరియైన పద్ధతులమీద కొనసాగుతున్నప్పటికీ ఇది తాబేటి నడక నడుస్తున్నదని, రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా తన సమీక్షలో పేర్కొన్నది. ఈ సమీక్ష రిజర్వుబ్యాంక్'కు చెందిన ఆర్థిక ప్రణాళిక శాఖ తయారుచేసింది.

కొన్నిచోట్ల గ్రామీణ ప్రజల నిద్రాణశక్తిని ఈ కార్యక్రమం మేల్కొల్పినదని, ఈ చైతన్య పూరితమైన ప్రాంతాలను ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో అదే, ఇప్పుడు ఇక్కడసమస్య అని రిజర్వుబ్యాంక్ తన సమీక్షలో పేర్కొన్నది.

అల్జీరియాలో శాంతి

(1 వ పేజీ తరువాయి)

శ్రీ ఫెర్హత్ అబ్బాస్ నాయకత్వానగల అల్జీరియన్ తాత్కాలిక ప్రభుత్వ నాయకులతో సంప్రదించడానికి టునీసియన్ ప్రెసిడెంట్ సిద్ధపడుతున్నట్లు అభిజ్ఞవర్గాలవారు తెలియజేస్తున్నారు.

టునిస్‌లో శ్రీ బోర్గీబాతో సంప్రతింపులకు గాను శ్రీఅబ్బాస్ తన ఆసియా పర్యటనను త్వరగా ముగించుకుని తిరిగి రావచ్చునని అంటున్నారు.

అయితే, శ్రీ బోర్గీబా దూతగా వ్యవహరించడాన్ని ఫ్రెంచి, అల్జీరియన్ నాయకులు ఆమోదిస్తే, శ్రీ అబ్బాస్ తన పర్యటన కాలాన్ని తగ్గించుకొనడానికి సమ్మతిస్తారని అభిజ్ఞవర్గాల వారు తెలియజేస్తున్నారు.

బోర్గీబా — డిగాల్ సమావేశం జరుగుతుందన్న నిర్ధారణ ఏమీలేదనీ, "జరిగేటట్టయితే మాత్రం త్వరలోనే జరుగుతుం"దనీ ఈ వర్గాలవారన్నారు.

"సంప్రతింపులు (అల్జీరియా విషయంలో), మూడు, నాలుగు వారాలలో ప్రారంభం కాకపోతే మహా విపత్కర"మని శ్రీ బోర్గీబా ఒక ఇంటర్వ్యూ సందర్భాన అన్నారు. ఈ ఇంటర్వ్యూ వివరాలు "ఆఫ్రిక్ యాక్షన్" అనే పత్రికలో ఇవాళ వెలువడినవి.

"శ్రీ బోర్గీబాను, ఆయనకు వీలైనప్పుడు కలుసుకొన గోరుతున్నానని ఆయనకు తెలియజెయ్యండి" అని పారిస్‌లోని టునీసియన్ చార్జిడి ఎఫెయిర్స్‌కు ఫ్రెంచి ప్రెసిడెంట్ చెప్పినట్లు కూడా ఇదే పత్రిక వ్రాసింది.

టునిస్‌లో లాగానే పారిస్‌లోకూడా అధికారులు కొంతవరకు మౌనం పాటిస్తున్నారు. అయితే, ఈ వార్త "బహుశా నిజంకావచ్చు" నని ఫ్రెంచి అధికారుల అనధికార వ్యాఖ్య.

శాంతి విషయమై సంప్రతింపులకు ఉభయ పక్షాలవారు ఆతృతపడుతున్నారనీ, అయితే, గత జూన్‌లో జరిగిన వైఫల్యం మళ్లీ సంభవించకుండా చూడాలని కూడా వారు ఆతృతపడుతున్నారనీ పారిస్‌లో భావిస్తున్నారు.

తాజా వార్తలు

సరిహద్దు నిర్ణయంలో నేపాల్, చైనాల ఏకాభిప్రాయం

పెకింగ్, ఫిబ్రవరి 6 :—

చైనా—నేపాల్‌లమధ్య సరిహద్దు నిర్ధారణ విషయంలో ఉభయదేశాల ప్రతినిధులతో కూడిన సరిహద్దు నిర్ణాయక సంఘం సభ్యుల మధ్య ఏకగ్రీవంగా ఆమోదం కుదిరిందని నవ చైనావార్తా సంస్థ ప్రకటించింది.

శ్రీ సి. బి. గుప్త అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌పార్లమెంటరీబోర్డుఆమోదం

లక్నో, ఫిబ్రవరి 6 :—

రాణిఖేట్ దక్షిణ నియోజకవర్గ ఉప—ఎన్నికకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సి. బి. గుప్త అభ్యర్థిత్వాన్ని కేంద్ర కాంగ్రెసు పార్లమెంటరీబోర్డు ఆమోదించినట్లు రాష్ట్ర కాంగ్రెసు కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన తెల్పుతున్నది.

ఉత్తరప్రదేశ్ విధానసభకు సంపూర్ణానంద్ అనుయాయులహాజరు

లక్నో, ఫిబ్రవరి 6 :—

ఉత్తరప్రదేశ్ విధానసభ సమావేశం భోజనానంతరం జరిగినప్పుడు, పూర్వపు సంపూర్ణానంద్ మంత్రివర్గ సభ్యులు ఐదుగురు హాజరయారు. వారు: శ్రీ విచిత్రనారాయణశర్మ, శ్రీ మోహన్‌లాల్‌గౌతమ్. శ్రీ దీన్‌దయాల్‌ఉపాధ్యాయ, శ్రీ మహావీర్ ప్రసాద్ శుక్లా, శ్రీ సుల్తాన్ ఆలంఖాన్, శ్రీ హెచ్. ఎన్. బహుగుణ.

కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘ కార్యదర్శుల నిరాహారదీక్ష

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:—

నిరుడు జరిగిన కేంద్రప్రభుత్వోద్యోగుల సమ్మె సందర్భంలో ప్రభుత్వం 600 మంది కేంద్రోద్యోగులను డిస్మిస్ చేసినందుకు నిరసనగా శ్రీ జోసఫ్, ఒ. పి. గుప్తాలు, ఈనెల 7వ తేదీ నుంచి నిరాహారదీక్షను ప్రారంభించడానికి నిశ్చయించు కొన్నారు.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం

కలకత్తా, ఫిబ్రవరి 6 :—

పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఖంగర్ నియోజకవర్గం నుంచి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి 37045 ఓట్లతో గెలుపొందారు. ఈయనతో పోటీచేసి ఓడిపోయిన స్వతంత్రుడు శ్రీ మీర్‌కుమార్‌కు 14, 758 ఓట్లువచ్చాయి.

అంగోలాలో అల్లరులు

ఇంతవరకు 24 మంది మరణం

లిస్బన్, ఫిబ్రవరి 6 :—

గత వారాంతంలో అంగోలాలో సంభవించిన అల్లరులలో మొత్తం 24 మంది మరణించారని తెలియ జేయ బడింది.

కెయిరోలో బ్రిటిష్ పౌరుని విడుదల

కెయిరో, ఫిబ్రవరి 6:—

గూఢచారి చర్యలు జరిపాడనే ఆరోపణపైన ఇక్కడ ఖయిదు శిక్ష ననుభవిస్తున్న జేమ్సు జార్జ్‌ఆనే బ్రిటిష్ పౌరుడు ఇవాళ విడుదల చేయబడినట్లు అధికార ప్రకటన వెలువడింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 :—

యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ విమానదళ కమాండర్ — ఇన్ — ఛార్జి మార్షల్ సిద్ధీ మహమూద్, ఈనెల 7 వ తేదీన ఇక్కడకు వస్తున్నారు.

అవి ఒకే మాదిరిగా ఉన్నాయి
కాని విభిన్నమైనవి



తాజ్ మహల్



బీబీ-కా-మక్బారా

ఆగ్రాలోని తాజ్‌మహల్ ప్రపంచ అద్భుతాలలో ఒకటి. అది పాలరాతితో నిర్మింపబడిన స్వప్నం. అందువల్ల ఇండియాలో పర్యటకు అందరు తప్పక చూడవలసింది.
రెండవ గోరి సాధారణ మైంది. మరొక స్మారక చిహ్నం.
తయారీలో గట్టిదనం, నైపుణ్యంకలిసివున్న కెనరా స్ప్రింగులు తాజ్‌వలె విశిష్టమైనవి. ఎల్లప్పుడు ఒకేమాదిరి అమోఘంగాపనిచేయును.



కెనరా స్ప్రింగులు
కెనరా వర్క్‌షాప్స్ లిమిటెడ్,
మంగుళూరు-3.
మద్రాసు ఆఫీసు : 40 జనరల్ పాటర్స్‌రోడ్డు, మౌంట్‌రోడ్, మద్రాసు—2.
సోల్ డిస్ట్రిబ్యూటర్లు : దక్షిణ ఇండియాకు (కొచ్చిన్ మినహా) టి. వి. సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మధురై అండ్ బ్రాంచీలు : సుందరం మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్., మద్రాసు—6, మద్రాసు ఆటోసర్వీస్, ప్రైవేట్ లిమిటెడ్, మద్రాసు అండ్ బెంగుళూరు., త్రివేండ్రం : పాపుల్ ఆటోమొబైల్స్.

వరంగల్ జిల్లాలో మిర్చిపంటకు దెబ్బ

(ఆంధ్రప్రభ విలేఖరి)

వరంగల్లు, ఫిబ్రవరి3 :— వరంగల్లుజిల్లాలో మిరపపంట "ఫ్రూట్ రాట్, (తిప్స)" అనే తెగుళ్ళవలన పూర్తిగా దెబ్బతిని పోయిందని, అధికారికంగా తెల్పబడుతున్నది. ఈరోగంవలన మిర్చి పంట ఈ సంవత్సరం రూపాయిలో ఎనిమిదవ వంతు కూడా చేతికందకపోవచ్చునని భావించబడుతున్నది. వరంగల్లుజిల్లా సస్యరక్షణ అధికారి దృష్టికి రైతులు ఈవిషయాన్ని తెల్పినవారు ఇంత వరకు ఏవిధమైన చర్యలు గైకొనలేదని అంటున్నారు.

ప్రభుత్వం ఈవిషయంలో తక్షణ చర్యలు గైకొనాలని జిల్లా రైతాంగం సవినయంగాకోరుతున్నది.

దేశంలో ఉక్కు-ఉత్పత్తి సరఫరాల అభివృద్ధి

కేంద్రమంత్రి సర్దార్ స్వరణ్‌సింగ్ ప్రకటన

జలంధర్, ఫిబ్రవరి 6:— దేశంలో ఉక్కు ఉత్పత్తి సరఫరాపరిస్థితి, చాలావరకు బాగుపడిందని, ఇప్పుడు ఉక్కు వలసినంతగా లభిస్తున్నదని కేంద్ర మంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ నే డిక్కడ ఒక గోష్ఠిలో తెలియజేశారు.

ఆయన ఇంకా ఇలా వివరించారు: "ద్వితీయ ప్రణాళిక ముగియ వస్తున్నది. ఈ ప్రణాళికలో నిర్ణయించుకున్న ఉక్కు ఉత్పత్తి లక్ష్యాలను మనం సాధించబోతున్నాము. టాటా, ఇండియన్ ఐరన్ కంపెనీల విస్తరణ కార్యక్రమం పూర్తి అయింది. వీటి ఉత్పత్తి కూడా అనుకున్నమేరకు పెరుగుతున్నది. ఒకొక్కటి 10 లక్షల టన్నుల చొప్పున ఉత్పాదక శక్తితో ప్రభుత్వ రంగంలో కర్మాగారాల నిర్మాణం పూర్తి కావస్తున్నది. ప్రభుత్వరంగంలోగల మొత్తం మూడు కర్మాగారాల శాఖ లన్నింటిలోనూ ఈ సంవత్సరమే ఉత్పత్తి ప్రారంభ మవుతుంది. ద్వితీయ ప్రణాళిక ఆరంభంనాటికంటే ఇప్పుడు ఉక్కు ఉత్పాదన శక్తిని నాలుగురెట్లు అధికం చేయబోతున్నాము.

ఆధునికమైన ఉక్కు రోలింగు పరికరాలతో రూర్కేలా కర్మాగారం కొద్దినెలలలో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. దానితో ఉక్కురేకుల ఉత్పత్తి పరిస్థితికూడా బాగుపడుతుంది. పారిశ్రామిక విస్తరణకు ఈ ప్రణాళికలో గట్టిపునాదులు వేశాము. తృతీయ ప్రణాళికా కాలంలో ఉక్కు ఉత్పాదకశక్తి 60 లక్షలనుంచి కోటి టన్నులకు పెరుగుతుంది."

పరిశ్రమకు మరియు వ్యవసాయమునకు పొదుపైన మరియు నమ్మకమైన యంత్రశక్తికి

BIECCO బిక్కో మోటార్లను వాడండి



స్క్విరల్ కేజ్ మోటార్లు:
స్క్రీన్-ప్రొటెక్టెడ్ మరియు డ్రిప్-ప్రూఫ్ 40 హెచ్.పి. వరకు
పూర్తిగా మూయబడినవి 25 హెచ్.పి. వరకు
స్లిప్‌రింగ్ మోటార్లు:
స్క్రీన్-ప్రొటెక్టెడ్ 80 హెచ్.పి. వరకు
భారతదేశములో తయారుచేయువారు:
ది బ్రిటిష్ ఇండియా ఎలెక్ట్రిక్ కన్‌స్ట్రక్షన్ కో. లిమిటెడ్, కలకత్తా
ఏకైక డిస్ట్రిబ్యూటర్లు: VOLTAS వోల్టాస్ లిమిటెడ్

అధికారం పొందిన డీలర్లు: ఆటో డీసెల్ వర్క్సు, తాడేపల్లిగూడెం; భారత్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; భాస్కర్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; చౌదరి బ్రదర్సు, రామచంద్రపురం; హిందూస్థాన్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; జూపిటర్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; కనకదుర్గ మిల్‌స్టోర్సు, విజయవాడ; కిషోర్ యింజనీరింగ్ కంపెనీ, ఏలూరు; కుసుమహరనాథ్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; లక్ష్మి యింజనీరింగ్ కంపెనీ, రాజమండ్రి; రాజా యింజనీరింగ్ కంపెనీ, రాజమండ్రి; టి. వి. కే. బ్రదర్సు, నరసన్నపేట, (శ్రీకాకుళంజిల్లా); గాంధి మిల్ స్టోర్సు, విజయనగరం.



పార్లేవారి గ్లూకో బిస్కట్లు

భారతదేశమందు ఇట్టి రకపు ఒక్కటే గుర్తు గల ఏ బిస్కట్లుకంటె అమితంగా అమ్ముకమగుచున్నవి!

* మిశ్రమంలోను, కాల్చుట మరియు ప్యాకింగ్‌లోను పార్లే అత్యుత్తమం.
* శ్రేష్ఠమైన గోధుమ, చక్కెర మరియు శుద్ధమైన పాలుతో తయారు చేయబడినవి.
* అధికంగా విటమినులు చేర్చబడినవి.
* కరకర లాడే రుచికరమైనవి.

ISI

పార్లే (ప్రోడక్ట్స్) మేన్యుఫేక్చరింగ్ కో., ప్రైవేట్ లిమిటెడ్, బొంబాయి - 57.



విజయవాడ పట్టణంలో విశ్వకర్మ జయంతిని ఇటీవల జరిపారు

సమాజాభివృద్ధికార్యక్రమాలలో ప్రజలు శ్రద్ధ వహించాలి

ప్రణాళికా మంత్రి శ్రీ గుల్జారీలాల్‌నందా విజ్ఞప్తి

హైద్రాబాద్, ఫిబ్రవరి 5:— స్వయంశక్తి మీదనే ఆధారపడాలనీ, వివిధకార్యక్రమాలలో తామే భారవహించుకుని కృషిచేయాలనీ ప్రజలు గ్రహించని యెడల ప్రభుత్వం తలపెట్టిన సమాజాభివృద్ధి కార్యక్రమాలను జయప్రదంగా అమలుజరపడం సాధ్యంకాదని కేంద్రప్రణాళికామంత్రి, భారత్ సేవక్ సమాజ్ అధ్యక్షుడు శ్రీ గుల్జారీలాల్ నందా నేటిరాత్రి ఇక్కడ అన్నారు.

ఇక్కడకు 32 మైళ్ళదూరంలో సంగారెడ్డి వద్ద భారత్ సేవక్ సమాజ్ నిర్వహిస్తున్న లోకకార్యక్షేత్రాల అఖిల భారత సదస్సులో ప్రసంగిస్తూ ఆయన పైవిధంగా అన్నారు.

స్వయంసహాయం యొక్క ఆవశ్యకతను ప్రజలు గుర్తించేటట్లుచేయడానికే ఈ లోక కార్యక్షేత్రాల కార్యక్రమం ఉద్దేశించబడిందనీ, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించవలసిన అవసరం నానాటికి అధికమవుతున్నదనీ కూడా శ్రీ నందా పేర్కొన్నారు.

ఆయన ఇంకా ఇలా ప్రసంగించారు: "లోక కార్యక్షేత్రాల ఆశయం ఎంతో ప్రశంసనీయమైనది. జాతీయ సంక్షేమంకొరకై స్వచ్ఛందంగా సహకరించాలన్న భావం గత కొద్ది సంవత్సరాలలో ప్రజలలో ఎంతో పెంపొందింది. లోకకార్యక్షేత్రపథకం ప్రజలసహకారంమీదనే ఆధారపడివున్నది.

అధికారులకు, అధికారేతరులకు మధ్య భావనమైక్యత కొరవడుతున్న విషయాన్ని గుర్తించవలసివున్నది. అందుకే సాంఘికసంక్షేమంకొరకు సమాజాభివృద్ధి కార్యక్రమాలు, పంచాయితీలు వున్నప్పటికీ వాటితో సంబంధంలేకుండా తమ స్వంతవిధానాలతో స్వతంత్రంగా వ్యవహరించే ఐచ్ఛికసేవాసంఘాలు కూడా అవసరం. సమాజాభివృద్ధికార్యక్రమాలు సాధించలేనివాటిని ఈ ఐచ్ఛికసంఘాలు సాధించాలి.

లోకకార్యక్షేత్రాలు జయప్రదం కావాలంటే అవి పంచాయతీలతో సహకరించాలిగాని, వాటికి పోటీగా వుండకూడదు."

నైతిక వాతావరణాన్ని సృష్టించడం (సదాచార నిర్మాణం) భారత్ సేవక్ సమాజ్ కార్యకలాపాలలో అత్యంత ముఖ్యమైనదని ఆయన అన్నారు.

ఈ సదస్సుకు కేంద్ర నీటిపారుదలశాఖ ఉపమంత్రి శ్రీ జె. సుఖలాల్‌హాథీ అధ్యక్షతవహించారు. సదస్సుకు హాజరయినవారిలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి శ్రీ ఎం. నర్సింగరావు, వ్యవసాయమంత్రి శ్రీ రామచంద్రారెడ్డి కూడా వున్నారు.

శ్రీ నందా నేటిఉదయం ఇక్కడకు వచ్చి, తర్వాత సంగారెడ్డికి బయలుదేరి వెళ్ళారు. సదస్సు ప్రతినిధుల సమావేశంలో ఆయన రేపు కూడా ప్రసంగిస్తారు. రేపటితో ముగిసే ఈ సదస్సులో గవర్నర్ భీమ్‌సేన్ సచార్ వీడ్కోలు ఉపన్యాసమిస్తారు.

సరిహద్దులలో కమ్యూనిస్టుల ప్రచారం

శ్వేతపత్రం ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 :— సరిహద్దు ప్రాంతాలలో కమ్యూనిస్టులు సాగిస్తున్న విద్రోహక ప్రచారం దేశసమైక్యతకు ఎంతప్రమాదకరమో వివరిస్తూ పార్లమెంటులో ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం సమర్పించగలదని విశ్వసనీయంగా తెలుస్తున్నది. సరిహద్దు ప్రాంతాలలో విద్రోహకర ప్రచారాన్ని అరికట్టడానికి, దేశ సమైక్యతకు విరుద్ధంగా ప్రవర్తించే వారిని శిక్షించడానికి వీలుగా క్రిమినల్ చట్టాన్ని సవరించడం సముచితమని చెప్పడానికి ఈ శ్వేతపత్రాన్ని ప్రతిపాదిస్తారు.

బడ్జెట్ సమావేశంచివరిరోజుల్లో ఈబిల్లును ప్రతిపాదిస్తారని తెలుస్తున్నది.

వారణాశికి 25వ తేదీన ఎలిజబెత్‌రాణిరాక

వారణాశి, ఫిబ్రవరి 5 :— ఎలిజబెత్‌రాణి, ఆమెభర్త డ్యూక్ ఆఫ్ ఎడింబరోలు, ఈనెల 25 వ తేదీన ఇక్కడకు విచ్చేయనున్నందున, వారికి ఘనంగా స్వాగత మీయడానికై ఏర్పాట్లు సాగుతున్నాయి. వారు వారణాశిలో 24 గంటలసేపు వుంటారు. విమానాశ్రయంలో దిగగానే ఎలిజబెత్‌రాణి, ఆమెభర్త డ్యూక్ ఆఫ్ ఎడింబరోలు, సరాసరి కారులో, కాశీ మహారాజ ప్రసాదానికి చేరుకొంటారు.

చేనేతవారి పరిస్థితి పరిశీలనకు ఉన్నతాధికార సంఘంఏర్పాటుకై విజ్ఞప్తి

ఏలూరు, జనవరి 30:— చేనేత ప్రజల స్థితిగతులను, చేనేతవస్త్ర వ్యాపారమున ఏర్పడినమాంద్యమును పరిశీలన జరిపించుటకు వెంటనే ఒక వున్నతాధికార సంఘమును నియమించాలని ఆంధ్రరాష్ట్ర జాతీయ చేనేత కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి శ్రీ జి.కోటయ్య వ్రాస్తున్నారు.

టెహరాన్, ఫిబ్రవరి 5 :— టెహరాన్ విశ్వవిద్యాలయాన్ని నిరవధికంగా మూసివేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా నేడు విద్యార్థులు నిరసన ప్రదర్శనం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి, గాలిలోనికి తుపాకులు పేల్చారు. విద్యార్థులు పోలీసులపై దాడిచేసిన ఫలితంగా 3 గ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. చాలామందికి గాయాలు తగిలాయి.

కలకత్తాలో కారు డ్రైవర్ అఘాయిత్యానికి ఐదుగురుబలి

కలకత్తా, ఫిబ్రవరి 6:— సెంట్రల్ కలకత్తాలో నిన్నరాత్రి కారుప్రమాదానికి గురియై ఒక పిల్లవానితో సహా అయిదుగురు చనిపోయారు. 19 మందికి గాయాలు తగిలాయి.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందజేస్తున్న వివరాలు ఇవి:

బురాబజార్ ఇరుకుసందులగుండా ఉత్తర కలకత్తావైపు వెళుతున్న ఒకకారు నిన్నరాత్రి ఒక పిల్లవానిమీదుగా దూసుకుపోయిందట. పిల్లవాడు వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ దురాగతాన్ని చూసిన ప్రజలు పరుగెత్తుకుంటూవెళ్ళి కారును ముట్టడించగా డ్రైవర్ తప్పుకుపోవడానికి ప్రయత్నించి కారును గుంపు మధ్యనుంచి చీల్చుకుంటూ పోనివ్వడంలో దాదాపు 24 మందికి గాయాలు తగిలాయి.

దానితో ప్రజల ఆగ్రహావేశాలు మిన్నంటిపోయి, ఎలాగైతేనేం కారును వెన్నంటి తరిమి పట్టుకొని దానికి నిప్పంటించారు. తర్వాత డ్రైవర్‌ను పట్టుకొని కుళ్లబొడిచేశారు.

ఇంతలో అగ్నిమాపకదళంవారు వచ్చి కారు పూర్తిగా తగులబడకుండా మంటలను చల్లార్చిరట.

గాయపడ్డవారందర్నీ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గాని, డ్రైవర్‌తోసహా నలుగురు మధ్యదారిలోనే చనిపోయారు.

వన్యమృగ సంరక్షక సంఘ సమావేశం

సౌరాష్ట్రలో విహంగ సంతతి సంరక్షణ చర్యలు

ఉదకమండలం, ఫిబ్రవరి 6:— సౌరాష్ట్ర, గుజరాత్‌లో కనిపించే అందమైన ఒకరకపు భారతీయ విహంగ సంతతి సంరక్షణకు తీసుకోవలసిన చర్యలను గూర్చి భారత వన్యమృగ సంరక్షక సంఘం చతుర్థ సమావేశంలో నిన్న చర్చించారు.

భారత వన్యమృగ సంరక్షక సంఘం విహంగ విభాగశాఖ అధ్యక్షుడు డాక్టర్ సలీం అలీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

దేశంలో స్థిరంగా నివసించు, లేక వలసపోయే విహంగజాతుల సంరక్షణకు వివిధ రాష్ట్రాలలో చట్టబద్ధమైన లేక తదితర చర్యలు ఏమేమి తీసుకుంటున్నది సమావేశంలో సమీక్షించారు.

జంతు ప్రదర్శనశాల విభాగం శ్రీ వి. యస్. రావు అధ్యక్షతను సమావేశమయింది. విదేశ మృగాలను జంతుప్రదర్శన శాలలలో సంరక్షించే విషయాన్ని ఈ సమావేశంలో చర్చించారు.

విజయవాడలో విశ్వకర్మ జయంతి

విజయవాడ, ఫిబ్రవరి 6:— విజయవాడ పట్టణ విశ్వకర్మ యువజన సంఘ యాజమాన్యమున భారత జాతీయ కార్మిక కర్షక దినోత్సవం విజయవాడ వర్తకసంఘం జూబిలీహాలులో ఇటీవల జరుపబడెను. శ్రీ కొణవర్తి కృష్ణమాచార్యులు వారి దంపతులచే కలశస్థాపన చేయబడెను. వేద వేదాధ్యాయ స్మార్తసింహ శ్రీ కొమ్మూరి కృష్ణమూర్తి శాస్త్రిగారిచే పూజా నిర్వహణ జరిగినది. శ్రీ చెవ్వూరి నరసింహాచారిగారి కుమారులు బహూకరించిన విశ్వకర్మ ఛాయాచిత్రం వూరేగించబడెను.

సాయంత్రం బహిరంగసభ యేర్పాటుచేయబడెను. ఆహ్వానసంఘాధ్యక్షులు శ్రీ కొణవర్తి కృష్ణమాచార్యులు స్వాగతమొసంగిరి. సభకు 'అజంతా'పత్రికా సంపాదకులు శ్రీ నలబాటి సూర్యప్రకాశరావు గారధ్యక్షత వహించిరి. విశ్వకర్మ జయంతి వర్గ రహితంగా సమస్తమైనచేతివృత్తులవారు చేసుకోవలసిన అవసరాన్నిగురించి ఉద్ఘాటించారు.

'ఆంధ్రప్రభ' సంపాదకులు శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య మహాసభలో ప్రారంభోపన్యాసం చేశారు.

ధర్మాచార్య శ్రీ కొండూరు రాఘవాచార్యులుగారు విశ్వకర్మ పతాక ప్రతిష్ఠ గావించిరి. ఆంధ్ర శాసనమండలి ఉపాధ్యక్షులు శ్రీ జి. యస్. రాజు విశ్వకర్మ జాతియొక్క మహోత్కృష్టతను ప్రసంగించారు. విజయవాణి సంపాదకులు శ్రీ మల్లెల శ్రీరామమూర్తి సాహిత్యవిద్యాప్రవీణ శ్రీ దురిశేటి వెంకట రామాచార్యులుగారు విశ్వకర్మ జయంతుల యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు. అభినవ మల్లన, మధురకవి శ్రీ చేబ్రోలు చిన్మయ బ్రహ్మంగారువ్యసినూ యేయుగంలోనైనా విశ్వకర్మ ప్రాధాన్యతను గమనించిన నాడే ప్రపంచానికి చేతివృత్తులద్వారా దేశ ఔన్నత్యానికి అవకాశం గలదన్నారు.

జయంతి సందర్భమున పంచబ్రహ్మలకు శ్రీ పిరమల్లి అమృతరామారావుగారు, శ్రీ ర్యాలి సోమరాజు గారు, శ్రీ రాను కామరాజుగారు, శ్రీ మైలాపురపు గంగాధరాచార్యులుగారు, శిల్ప కళావతంస శ్రీ చింతాడ రాఘవాచార్యులు గార్లకు వారివారి శిల్పకళ ప్రతిభను కొనియాడుతూ అఖండ సన్మానాలు గావించారు. కే. శే. గానాల అప్పలనరసయ్యగారి కుమార్డు వీరహనుమంతాచారి గారిచే బహూకరింపబడిన నిలువెత్తు విశ్వకర్మ తైలవర్ణ ఛాయాచిత్రమును చిత్రించిన శ్రీ వేలాయుధన్ గారిని నూతన వస్త్రములతో సన్మానించిరి.

శ్రీ గానాల గోపాలకృష్ణగారి వందన సమర్పణంతో సభ ముగింప బడినది. రాత్రికి వైజ్ఞానిక ప్రదర్శనకార్యక్రమములేర్పాటుచేయబడెను.

వర్ధంతిసభ

విజయవాడ పట్టణ యువజన విశ్వకర్మ సంఘ యాజమాన్యమున గతనెల 30వ తేదీన పట్టణ క్లాత్ మర్చంట్సు అసోసియేషన్ వారి జూబిలీహాలునందు జాతిపిత గాంధి, సర్దార్ వల్లభాయి పటేల్ మొదలుగాగల దేశనాయకుల, విశ్వకర్మనాయకుల వర్ధంతి మహాసభ చేయబడెను. సభకు ఆంధ్ర ప్రదేశ్ విశ్వకర్మన్ ఫెడరేషన్ అధ్యక్షులు "ఉపన్యాసకరత్న" శ్రీ గానాల రాధాకృష్ణయ్యగారు అధ్యక్షత వహించిరి.

చీరాల టౌన్ కాంగ్రెసు కమిటీ కార్యదర్శి శ్రీ కడలి జగన్నాథరావుగారు సభను ప్రారంభిస్తూ పూజ్య బాపూజీ ఆశయాలు మనకు అమూల్యమైన ఆయుధాలని, అట్టి ఆయుధాలు మనము ధరించి సరియైన మార్గాన పురోగమించవలసిన బాధ్యత మనయందు వున్నదని ఉద్ఘాటించారు. పటేలును కొనియాడారు. శ్రీ వజ్రాల సాంబశివరావుగారు, శ్రీ సర్వసిద్ధి సూర్యనారాయణగారు, శ్రీ మందరపు సత్యానారి కవిగారు, శ్రీ అక్కోజు వీరాచారిగారు ప్రసంగించారు.

శ్రీ చిర్రావూరు నాగభూషణం ఇది ప్రణాళికాయుగమని, మనప్రభుత్వం ప్రణాళికలను సద్వినియోగపరచుకొనవలెనని చెప్పారు. శ్రీ గానాల రాధాకృష్ణయ్యగారు తమ ముగింపులో ప్రతినాయకునిగూర్చి వారివారి జీవితచరిత్రను సంఘసేవను గూర్చి విశదీకరించారు.

అర్గనైజరు శ్రీ శంభాన వందన సమర్పణతో సభ ముగింపబడెను.

విశ్వకర్మ యువజన సంఘ వార్షికోత్సవం

విజయవాడ పట్టణ విశ్వకర్మ యువజన సంఘ వార్షికోత్సవ మహాజనసభ గతనెల 31వ వర్తక సంఘంవారి జ్యూబిలీ హాలునందు శ్రీ యర్రోజు మాధవాచార్య గారి అధ్యక్షతన జరుపబడెను.

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంఘ ప్రధానకార్యదర్శి శ్రీ యన్. వీరాచారిగారు విశ్వకర్మ జెండాప్రతిష్ఠ చేశారు. ఆర్యవైశ్య పత్రికాసంపాదకులు శ్రీ అన్నవరపు సుబ్బారావు జాతీయపతాక ప్రతిష్ఠ గావించారు.

శ్రీ యర్రోజు మాధవాచార్యగారు తమ అధ్యక్షోపన్యాసములో కాలగతిని సంఘ పరిస్థితులను సమీక్షిస్తూ యీనాడు యువజనులకర్తవ్యాన్ని సంఘసేవను గూర్చి తమ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

ఆంధ్ర జెనర్జీ శ్రీ పెద్దపోలు సూర్యనారాయణరావుగారి సన్మానసభను ప్రారంభిస్తూ శ్రీ తాతాబత్తుల సూర్యప్రకాశరావుగారు శ్రీ సూర్యనారాయణరావుగారి బహుముఖ ప్రజాసాంఘికసేవను కొనియాడారు. శ్రీ శంభానవారు రావుగారికి సన్మానపత్రాన్ని సమర్పించారు. శ్రీ కురమ బసవయ్య, శ్రీ వాడపల్లి మృత్యుంజయరావు గారలు శ్రీ అన్నవరపు సుబ్బారావుగారు, శ్రీ మల్లెల శ్రీరామమూర్తి గారలు ఉపన్యసిస్తూ శ్రీ రావుగారి సేవను కొనియాడిరి.

శ్రీ యన్. వీరాచారిగా రుపన్యసిస్తూ ఆదిదేవుడైన విశ్వకర్మసంతతివారమైన మనకు దేశంలో ఎలాంటిప్రాతినిధ్యం కావాలో దేశానికి ప్రజలకు అవసర ఉత్పత్తిని తన సహజ కౌశల్యంచేత యేలానిర్మించి జీవనోపాధి నేర్పరుస్తున్నాడో తన చేతివృత్తిద్వారా యేలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అట్టి ఆనందంలో ఎంతటి నిష్కామసేవ చేయగలుగుతున్నాడో వివరిస్తూ అలాంటి చేతివృత్తుల సహజసంపద గలిగిన భారతదేశం కీర్తిప్రతిష్ఠల కాలవాలమైనదని పేర్కొన్నారు. శ్రీ సూర్యనారాయణరావుగారు తమసన్మానానికి ఉచితరీతిని సమాధానం చెప్పారు.

విశ్వకర్మజయంతి సందర్భంలో మూడు రోజుల కార్యక్రమాన్ని అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా కొనసాగించిన కార్యనిర్వహణాధికారి శ్రీ శంభాన వారిని యువజనసంఘంవారు ఉచితరీతిని సన్మానించిరి.

శ్రీ అక్కోజు వీరాచారి గారిచే మహాసభయందు చేసిన తీర్మానములు పలువురు పెద్దలు పంపిన సందేశములు చదువబడెను. శ్రీ భవిరి వెంకటాచారిగారిచే వందనసమర్పణ చేయబడెను.

తుంగభద్ర ఎగువ కాలువ

ఏప్రిల్‌లో శంకుస్థాపన జరుగుతుందని ముఖ్యమంత్రి వివరణ

(మన ప్రతినిధి)

కడప, ఫిబ్రవరి 5:— ఏప్రిల్, మే నెలలలో తుంగభద్ర ఎగువకాలువ ప్రాజెక్టుకూ, తొగురుపేట ప్రాజెక్టుకూ శంకుస్థాపన జరుగుతుందని ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య హామీ యిచ్చారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, పబ్లిక్ వర్క్సుమంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు ఇక్కడకు ఈనెల ఒకటిన వచ్చారు. జిల్లాపరిషత్తు అధ్యక్షుడు శ్రీ బసిరెడ్డి అధ్యక్షతన బహిరంగసభ జరిగింది.

జాతీయ ఆదాయంలో పొదుపు పెంచేచర్యలు

ఆర్థిక పరిశోధన మండలి సూచనలు

ఢిల్లీ, ఫిబ్రవరి 6:— ఇంటర్ - కార్పొరేట్ పెట్టుబడులపై పన్ను తగ్గింపు, బోనస్ వాటాలపై పన్ను రద్దు, ఆదాయపు పన్నుచట్టంలో 23 ఏ సెక్షన్ కొంత సడలింపు - ఇవి ఆర్థిక పరిశోధన జాతీయమండలి చేసిన కొన్ని ప్రముఖమైన సిఫార్సులు.

సోషలిస్టు సమాజస్థాపనకు ఎట్టి ఆటంకం లేకుండా భారత ఆర్థికవ్యవస్థ ఎక్కువ పటిష్ఠంగా పనిచేయడానికి, దేశంమొత్తంలో పొదుపరితనం పెంచడానికి జాతీయమండలి సిఫార్సులు చేసింది.

మొత్తం ఆదాయానికి నూటికి నూరువంతులకు మించి సంపదపన్ను, ఆదాయపు పన్ను ఏ వ్యక్తిని చెల్లించాలని నిర్బంధించరాదని కూడా మండలి సూచించింది.

ప్రయివేటు పెట్టుబడులపై ప్రభుత్వ, ప్రత్యక్ష సుంకాలను మండలి పరిశీలించింది. ఇటీవల పన్నులభారం ఎక్కువగాఉన్నా పెట్టుబడులకు అనుకూలవాతావరణం దేశంలో కనిపిస్తున్నదని మండలి అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే పెట్టుబడిమొత్తపురేటుతో పాటు పొదుపుచేసే మొత్తపురేటు పెరగడంలేదన్నారు. కార్పొరేటు సంస్థలలోకూడా ఈ రేటు పెరగడంలేదని చెప్పారు.

కొచ్చిన్ నౌకానిర్మాణ కేంద్రం

తృతీయప్రణాళికలోనే పని ప్రారంభంకాగలదని కేంద్రమంత్రి వివరణ

ఎర్నాకులం, ఫిబ్రవరి 5:— విదేశాల సహాయం విషయమై సంప్రతింపులు ముగిసిన వెంటనే, తృతీయ ప్రణాళికా కాలంలోనే కొచ్చిన్ నౌకానిర్మాణ కేంద్రంలో పని ప్రారంభం కాగలదని కేంద్ర రవాణా, కమ్యూనికేషన్ల మంత్రి డా. పి. సుబ్బరాయన్ ఇవ్వాళ ఇక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఈ నౌకానిర్మాణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం జపాన్, జర్మనీ, బ్రిటన్, అమెరికాల సహాయాన్ని అర్థించగలదని అన్నారు.

ఈ కేంద్రానికి అవసరమైన భూమును కేరళ ప్రభుత్వం అప్పుడే స్వాధీనం చేసుకున్నదని కూడా ఆయన తెలియజేశారు.

విశాఖపట్టణం నౌకానిర్మాణకేంద్రంలోవలె 8 లేక 9 వేల టన్నుల ఓడలు నిర్మించటంగాక, ఇక్కడ 20,000 టన్నులు అంతకుమించినట్టి, మహాసముద్రాలలో ప్రయాణంచేయగలిగినట్టి ఓడలు నిర్మింపబడతాయని ఆయన అన్నారు.

చీరాల నటరాజకళాసమితివారు 12—3—61 తేదీన బాపట్లతాలూకాలోని బాలికల సంగీత పోటీలు జరుపుదురని, వివరాలకు శ్రీ ఏ. వి. సుబ్బారావు, కార్యదర్శి, నటరాజకళాసమితి, చీరాలకు వ్రాయవచ్చునని కార్యదర్శి వ్రాస్తున్నారు.

కొలంబియాలో ఖైదీల తిరుగుబాటు

11 మంది ఖైదీల మరణం

బొగోటా, (కొలంబియా), ఫిబ్రవరి 5:— ఇక్కడకు దాదాపు 350 మైళ్ళ దక్షిణానగల అరారాక్వారాలోని సెరన్సులా కాలనీలో నేడు సంభవించిన కొట్లాటలో పదకొండుమంది ఖయిదీలు మరణించారు. ఖయిదీలు, అనేకమంది జైళ్ళగార్డులు గాయపడ్డారు.

కొంతమంది ఖయిదీలు బ్రెజిల్ సరిహద్దులను చేరుకొనేందుకు పారిపోయారు.

బీహార్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ

పోటీలేకుండా నాయకుని ఎన్నిక జరపాలని విజ్ఞప్తి

పాట్నా, ఫిబ్రవరి 6:— ఫిబ్రవరి 7న జరుగునున్న రాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ నాయకుని ఎన్నికకు పోటీ లేకుండా చూడవని బీహార్ ముఖ్యమంత్రి శ్రీ దీప్‌నారాయణసిన్హా నిన్న కాంగ్రెస్‌వాదులకు విజ్ఞాపన చేశారు.

నాయకుని పోటీలేకుండా, ఏకగ్రీవంగా ఎన్నుకొనడం వాంఛనీయమనీ, పోటీచేయడం ప్రభుత్వానికి, ప్రజలకు, కాంగ్రెస్ సంస్థకు శ్రేయస్కరంకాదని శ్రీ సిన్హా ప్రకటించారు.

ప్రముఖ ఋగ్వేదపండితుని అస్తమయం

విజయనగరం, జనవరి 30 :— స్థానిక ప్రభుత్వ మహారాజ సంస్కృత కళాశాలలో ఋగ్వేద పండితులైన శ్రీ యనమండ్ర సుబ్బావధానిగారు 23 సోమవారం ఉదయం విశాఖపట్టణం కింగ్‌జార్జి ఆసుపత్రిలో మరణించారని తెలియజేయుటకు చింతిస్తూ యున్నాం. వారు సుప్రసిద్ధ ఋగ్వేద పండితులైన శ్రీ రామస్వామి అవధానిగారి జేష్ఠపుత్రులు. వీరి వయస్సు 34 సం.లు. వీరికి ముగ్గురు సోదరులు భార్య, ముగ్గురు కుమార్తెలు కలరు.

శ్రీ సుబ్బావధానిగారి అకాలమరణానికి చింతిస్తూ స్థానిక ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో జరిగిన సంతాప సభకు కళాశాలాధ్యక్షులు శ్రీ కర్రి శ్రీరామమూర్తి శాస్త్రిగారు అధ్యక్షత వహించారు. కళాశాలలోని పలువురు పండితులు శ్రీ అవధానిగారి ఋగ్వేద పాండిత్య ప్రకర్ష గూర్చి ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్‌పార్టీ సమావేశం

విజయవాడ, ఫిబ్రవరి 2:— విజయవాడలో శ్రీ యస్. లక్ష్మీనారాయణ (అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్‌పార్టీ) అధ్యక్షతన విజయవాడలో ఆంధ్రరాష్ట్ర రిపబ్లికన్ పార్టీ కార్యకర్తల సమావేశము జరిగెను.

పార్టీ పాలసీలను క్షుణ్ణంగా చర్చించిన తరువాత 1వ. ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్‌పార్టీ మహాసభ ప.గో. జిల్లా 2 మవరంలో ఫిబ్రవరి 26తేదీ ఆదివారం ఉదయం 10—30గం. లకు జరుపుటకును, ఆ రాత్రి మహాసభ జరుపుటకు నిశ్చయించుతూ తీర్మానించడమైనది.

సి. పి. డబ్లియు. డి., మద్రాసు.

గుంటూరులో ఇన్‌కంటాక్సు, సెంట్రల్ ఎక్సైజు బిల్డింగులో ఇంటర్నల్ ఇ.ఐ. ఏర్పాటు చేసే నిమిత్తం, ఇన్‌కంటాక్సు క్లియరెన్స్ సర్టిఫికేటు డాక్యుమెంటరీ సాక్ష్యాధారముతో సీల్డు టెండర్లు, సి.పి.డబ్లియు.డి., రైల్వే, ఎంఇఎస్; లేదా లోకల్ పిడబ్లియుడి అప్రూవ్ అయిన తరగతి అప్రూవుడు కంట్రాక్టర్ల నుండి ఇండియా ప్రెసిడెంటు తరపున మద్రాసు—10, సి.పి. డబ్లియు.డి., సెంట్రల్ ఎలెక్ట్రికల్ డివిజన్, ఎగ్జిక్యూటివు యింజనీరు (ఎలెక్ట్రికల్) గారిచే 13—2—61 సా 3 గం. వరకు కోరబడుతున్నవి. ఎస్టిమేటు ఖరీదు రు 28,442— ధరావతు సొమ్ము రు 711(రెవిన్యూ చలానుతో టెండరు ఫారములు పై ఆఫీసునుంచి, పనడుగా రు 5—25 న.పై వంతున చెల్లించి పొందవచ్చును.

DA: 928(22)60.

సంగ్రహ ప్రకటనలు

పంచ కావ్యములు

జోస్యపురం పంచకావ్యములు. 1 గోముఖవ్యాఘ్రరావుగారు, 2 కామోపాలంభనము. వెల అర్ధ. 6 ప్రతులు రు. 2. న్యూస్‌ఏజంట్లు, బుక్‌స్టాల్సులోను దొరుకును. జోసో. జోస్యపురం, అంబాజీపేటపోస్టు,(తూ.గో)

టెండరు నోటీసు

నరసన్నపేట పంచాయతీ

శ్రీకాకుళంజిల్లా, నరసన్నపేట పంచాయితీ ఏరియాలో రూ. 12,000—లు ఎస్టిమేటు విలువగల పంచాయితీ కార్యాలయము నిర్మించుటకు తే 15—2—61దీ సాయంత్రం 4గం. వరకు దిగువ సంతకము చేసినవారిచే సీలువేసిన టెండర్లు తీసుకొనబడును.

ఎస్టిమేటు విలువమీద నూటికి రూ 5—లు ధరావత్తు పంచాయితీ ఆఫీసులో చెల్లించవలెను. వచ్చిన టెండర్లు 15—2—61 దీ సాయంత్రం 4 గం.లకు హాజరైన టెండరుదార్ల సమక్షములో తెరువబడును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

ఎగ్జిక్యూటివు ఆఫీసరు, నరసన్నపేట.

ప్రకటన

మల్లవోలు పంచాయతీ.

కృష్ణాజిల్లా, బందరు తాలూకా మల్లవోలు పంచాయితీ ఎగ్జిక్యూటివు ఆఫీసరు వారిచే గాని లేక వారిచే అధికారము పొందిన వారిచేగాని డి 17—2—1961 తేదీ సాయంకాలము గం 4—0 వర్కు సీలువేసిన కొటేషన్లు యీ దిగువ నుదహరించిన వస్తువులు సప్లయిచేయుటకు తీసికొనబడి అదే రోజున గం 4—30 లకు సదరు కొటేషన్లు తెరువబడును. రేట్లు ఎఫ్. ఓ.ఆర్. మల్లవోలుకు

1. స్ప్రేయర్లు
2. డస్టర్లు

(సం) డి.ఎస్. చౌదరి, ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

టెండరు నోటీసు

1960—61 సంవత్సరమునకు గుంటూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలకు సైన్సు సామగ్రి సప్లయి చేయుటకు డి. 20—2—61 సాయంత్రము 4 గంటలవరకు సీలువేసిన టెండర్లు గుంటూరు జిల్లాపరిషత్ ఆఫీసులో తీసుకొనబడును.

టెండరు ఫారము, షరతులకుగాను రు. 2 లు గుంటూరు జిల్లాపరిషత్‌వారికి చలానాద్వారా చెల్లించి జిల్లాపరిషత్ పనిచేయు కాలములో పొందవచ్చును.

(సం.) యస్. యస్. ప్రకాశరావు, డెప్యూటీ సెక్రటరి.

గుత్తల అమ్మకపు నోటీసు

కడప పురపాలక సంఘము.

1961—62 వ సం.నకు ఈ క్రింద చూపబడిన గుత్తలు మునిసిపల్ ఆఫీసులో 11—2—61 తేది శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగముగా వేలము వేయబడును. గుత్తలకు సంబంధించిన షరతులు వగైరా మునిసిపల్ ఆఫీసు పనిచేయు రోజులలో కమీషనర్ నుండి పొందవచ్చును.

గుత్తల వివరములు

1. రెండు వధశాలలలో చంపబడు జంతువులపై ఫీజు వసూలు చేసికొను అధికారము డిపాజిట్టు మొత్తం రూ. 400 —
2. నిమ్మన సత్రమునందు వచ్చినిలుచుబండ్లపై ఫీజు వసూలు చేసుకొను అధికారము డిపాజిట్టు మొత్తం రూ. 100 —
3. బస్సుస్టాండులోనికి వచ్చి నిలుచు బస్సులపై సుంకములు వసూలు చేసికొను అధికారము డిపాజిట్టు మొత్తం రూ. 400 —
4. బస్సుస్టాండులో అంగళ్ళు పెట్టికొను అధికారము—డిపాజిట్టు మొత్తం రూ. 150—
5. మార్కెట్టులో అమ్మబడు కూరగాయలు మొదలగునవి,వాటి ఫీజు వసూలు చేయు అధికారము,డిపాజిట్టు మొత్తం రూ. 1500—
6. మహాపేట టోలుగేటు షెడ్డులో అంగడి వుంచుకొనుటకుగాను అధికారము డిపాజిట్టు మొత్తం రూ. 20 —

డి. రామచంద్రారెడ్డి, కమీషనర్.

అంగోలాలో శ్మశానంవద్ద కొట్లాటలు

నరుగురి మరణం ; ఏడుగురికి గాయాలు

లిస్బన్, ఫిబ్రవరి 6:—

అంగోలాలోని లువాండావద్ద నిన్న జరిగిన కొట్లాటలలో మరణించిన 6 గురు పోలీసులు, ఒక సైనికుని మృతదేహాలకు అంత్యక్రియలు జరుపబడుచుండగా, నేడు జరిగిన కాల్పులలో నలుగురు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు అని లువాండానుండి వార్తాసంస్థ తెలియజేస్తున్నది.

నిన్న జరిగిన కొట్లాటల సందర్భంలో పోలీసులను చంపివేసిన ఒక వ్యక్తి ఈ అంత్యక్రియలకు హాజరైన సమూహంలో వుండటంవల్లనే కాల్పులు జరపవలసివచ్చినది. ఈ కొట్లాటలలో ఈ నలుగురు మరణించారు, ఏడుగురు గాయపడినట్లు తెలిసింది.

ప్రజలను శాంతియుతంగా వుండవలసిందిగా కోరుతూ అంగోలా గవర్నరు జనరల్ డా. అల్వారో సిల్వా టవేర్స్ ఒక విజ్ఞప్తి చేశారు.

తెల్లజాతీయులు [illegible] ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

నిన్న జరిగిన కొట్లాటల సందర్భంలో స్థానిక రేడియో కేంద్రంపైన, స్థానిక జైళ్ళపైన, పోలీసుల నివాసాలపైన జరిగిన దాడులలో కనీసం పదహారుమంది అయినా మరణించియుంటారని తెలియజేయబడింది. దాడులు జరిపిన వారిలో కనీసం తొమ్మిదిమంది అయినా మరణించియుంటారని కూడా తెలియజేయబడింది.

ఈ దాడుల సందర్భంలో నిన్న ఐదుగురు పోర్చుగీసు పోలీసులు అరెస్టు చేయబడినట్లు లువాండా వార్తలవలన తెలుస్తున్నది.

ఈ దాడులలో పాల్గొన్నవారిలో అందరూ పోర్చుగీసువారేకాదనీ, వారిలో కాంగోనుంచి వచ్చిన విదేశీయులుకూడా వున్నారనీ లుసపేవియా వార్తాసంస్థ తెలియజేస్తున్నది.

శాంటామేరియా నౌకను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాటుచేయబడిన విప్లవ సంఘానికి ఈ చర్యలతో సంబంధంవున్నట్లు భావింపబడుతున్నది.

వివాహం

విజయవాడ, ఫిబ్రవరి 2 :— విజయవాడ మాజీ సబ్‌ట్రెజరీ ఆఫీసరు శ్రీ సీతంరాజు త్రివిక్రమరావుగారి ద్వితీయపుత్రుడు చి. బాలకృష్ణ, (స్టాటిస్టికల్ ఆఫీసరు, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగు అండ్ ఇన్‌స్పెక్షన్ నాగపూర్) కూ, బిళ్ళభద్రపాత్రుని పట్టాభిరామయ్యగారి ఆరవ పుత్రిక చి. సౌ. జయప్రదకు ఇక్కడ అతి వైభవంగా వివాహం జరిగింది.

వెకో విరోచన చాక్లెట్ కడుపులో మెలిపెట్టదు.
శీఘ్రంగా పొందుడు. అన్ని కొట్లలో దొరకును/ ఇండియన్ డ్రగ్ కంపెనీ, విజయవాడ—2.

కాశ్మీర్ శాలువ

రు. 6/- మాత్రమే పెద్ద సైజు కాశ్మీరు శాలువ మీరుకోరిన రంగులో రు. 6/— లకే పొందండి. ప్యాకింగు పోస్టేజి రు 1—50 అదనం. 2 శాలువలు రు 12/— పోస్టేజి ఉచితం. 4 శాలువలు రు 20/— పోస్టేజి ఉచితం.
HIND SHAWL HOUSE, Urdu Bazar, (A. P. D.) Delhi-6.

ఆంధ్రప్రదేశ్ పశుపోషణశాఖవారి ఆధ్వర్యమున
ఆంధ్రప్రదేశ్ పశు ప్రదర్శనము
కాకినాడ.
ఫిబ్రవరి 19, 20, 21వ తేదీలలో
ఆంధ్రప్రదేశ్ పశుపోషణ శాఖవారి ఆధ్వర్యమున కాకినాడలో ఆంధ్రప్రదేశ్ పశుప్రదర్శనము అతి వైభవముగా జరుపబడును.
సర్కారు,రాయలసీమ జిల్లాల రైతుభాములందరు తమ పశువులను, కోళ్ళను, తదితర పెంపుడు జంతువులను తీసుకొనివచ్చి రాష్ట్ర పశుప్రదర్శనములో పాల్గొని బహుమతులు పొందగోరుచున్నాము. ప్రదర్శనంలో పాల్గొను పశువులకు, కోళ్ళకు, రైల్వే కన్సెషన్లు కలవు.
వివరములకు తూర్పుగోదావరిజిల్లా పశువైద్య శాఖాధికారికి వ్రాయవలెను.
ఆంధ్రప్రదేశ్ పశు పోషణశాఖ, రాష్ట్ర పశుప్రదర్శనకమిటి, కాకినాడ.

ఎవరెస్టు కుట్టు మెషిన్లు

ఇండియాలో తయారయ్యే శ్రేష్ఠమైన కుట్టు మెషిన్లు. విదేశపు మెషిన్లంత ఉత్తమమైనవి. నమ్మకమైనవి. అందంగా నుండును. దీర్ఘకాలం మనును.
దొరకుచోటు :
మహమ్మద్ ఇబ్రహీం అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్., మదరాసు-2
బెంగుళూరు హైదరాబాద్.

రేడియో

బుధవారం, ఫిబ్రవరి 8
శక 1882 మాఘ 19

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాతం, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 నాటి కార్యక్రమం : వయొలిన్, ఉట్నూరి వెంకటేశ్వర్లు : మృదంగం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీ [illegible] : వయొలిన్, కోలంక వెంకట్రాజు : మృదంగం. మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము (విజయవాడనుండి రిలే), 1—00 మహిళా సమాజం, 1—30 తెలుగులో వార్తలు, 2—00 సుబ్బన్న సంగీత్ : ద్వారం వెంకటస్వామినాయుడు : వయొలిన్, 2—10 ఉర్దూలో వార్తలు, 2—20 ఉన్నత పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, విరామ సంగీతం, 3—45 ఉన్నత పాఠశాలలకు, 4—15 ఎస్. ఎల్. వసంతకుమారి, తిరువిళ్వార్ సుబ్రహ్మణ్యం : వయొలిన్, తంజావూర్ కృష్ణమూర్తిరావు : మృదంగం, టి. ఎస్. విశ్వనాధ అయ్యర్ : ఘటం, సాయంత్రము 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 బాలల కార్యక్రమము(ఉర్దూ). 7—00 తెలుగులో వార్తలు, 7—15 మరాఠీ సాహిత్యికా ధర్మాలీ సంస్థ వాయ్ ప్రసంగము (హిందీ), 7—30 దృశ్యమంజరి, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 9—30 సాగరమథనం, సంగీత నాటిక, రచన : దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి, నిర్వహణ : రజని, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 బడేగులామ్ ఆలీఖాఁ ఖయాల్, ఠుమ్రీ, 2—50 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రం 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్‌నుండి రిలే), 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 ఓలేటి వెంకటేశ్వర్లు (హైదరాబాద్ నుండి రిలే), మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం (హైదరాబాద్‌నుండి రిలే), 1—30 పరవిక్రయం, (4—వ భాగం), 1—50 తెలుగులో వార్తలు, 2—00 వాతావరణ సూచన,3—30 అఖిల భారత సంగీత కార్యక్రమము, 3—45 ఉన్నత పాఠశాలలకు (హైదరాబాద్‌నుండి రిలే), 4—15 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 స్థానికప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 దృశ్యమంజరి, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 ఫిల్మ్ సంగీతం (హైదరాబాద్‌నుండి రిలే), 9—30 సాగరమథనం, సంగీత నాటిక, రచన : దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి (హైదరాబాద్‌నుండి రిలే), 11—00 వాతావరణసూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళమున వార్తలు, 7—30 టి. చౌడయ్య : వయొలిన్, 8—00 మధురగీతం, 8—15 వేణువు : నిళయవిద్యాంసుడు, 8—30 ఓలేటి వెంకటేశ్వర్లు (హైదరాబాద్‌నుండి రిలే), మధ్యాహ్నము 1—30 గానమంజరి, 1—40హిందీలో వార్తలు, 1—50 గీతమంజరి, 2—00 తమిళమున వార్తలు, 3—35 వాద్య సంగీతం, 4—55 వాతావరణ సూచన, సాయంత్రం 5—00 ఐదు వయొలిన్ల సమ్మేళనం (తిరుచ్చి నుండి రిలే), 7—15 తమిళమున వార్తలు, 7—30 తిరుచ్చివలె, 9—00 సంగీత సమ్మేళన్ నుంచి కొన్ని ఘట్టాలు (హిందూస్థానీ సంగీతం), 9—30 సాగరమథనం, సంగీత నాటిక (హైదరాబాద్‌నుండి రిలే), 11—00 వాతావరణసూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వాద్య గోష్ఠి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం 12—35 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆంగ్లమున వార్తలు, 1—40 గీతమంజరి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధురగీతం, సాయంత్రం 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 కదంబం, 7—00 తెలుగులో వార్తలు,7—15 నా రంగస్థల అనుభవాలు ప్రసంగము, పి. ఎస్. ఆర్. ఆంజనేయులు, 7—30 దృశ్యమంజరి (హైదరాబాద్‌నుండి రిలే), 9—00 ఆంగ్లమున వార్తలు, 9—25 వాద్య సంగీతం, 9—30 పాశ్చాత్య సంగీతం, 10—30 ప్రసార సమాప్తి.



కాంగ్రెసు వజ్రోత్సవాల సందర్భంగా విజయవాడ పట్టణ కాంగ్రెసు కార్యాలయంవద్ద శ్రీ మరుపిళ్ళచిట్టి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ చెన్నుపాటి రామకోటయ్య ప్రభృతు లున్నారు

శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పరీక్షా ఫలితాలు

HYDERABAD, Feb. 4

The following are the results of the Sanitary Inspectors supplementary, Part II, examination held in January 1961:

Passed in whole examination (sanitation and hygiene, preventive medicine including vaccination and first aid and public health administration including vital statistics: 6 75 76 93 96 and 126.

Passed in sanitation and hygiene only: 3 20 to 23 35 39 45 49 50 52 56 61 66 87 91 99 107 21 and 22.

Passed in preventive medicine including vaccination and first aid only: 5 12 36 38 42 48 54 62 70 79 84 85 88 94 99 to 101 03 06 to 09 12 15 and 20.

Passed in public health administration including vital statistics only: 1 4 5 7 8 12 13 16 21 22 26 to 28 30 to 32 35 38 41 to 43 48 51 53 55 57 63 to 66 69 77 78 80 82 83 86 88 89 91 92 95 100 04 06 09 12 13 16 20 23 to 25.

తెనాలిలో కళ్యాణ ఉత్సవాలు

తెనాలి, ఫిబ్రవరి 5:— రామలింగేశ్వర పేటలోనున్న శ్రీ దుర్గా పార్వతి, శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ ఉత్సవాలు పురాణ గోష్ఠి, హరికథా కాలక్షేపాలతో తెనాలి శ్రీ [illegible] వారు జరిపారు.



భద్రాద్రిరామాలయసముద్ధరణ ఆంధ్రప్రభ నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ జి. విశ్వేశ్వర్లు, పిఠాపురం	30—00
క్షీరితీశేషులు భావనం గోవిందరెడ్డి అంచే విస్సమ్మ, పాతరెడ్డిపాలెం	16—00
శ్రీ పి. ప్రభాకరరెడ్డి, కాకినాడ	10—00
శ్రీ సమ్మె రామచంద్రరావు, విశాఖపట్నం	5—00
శ్రీ యన్. రంగనాయకులు, తిమ్మల్‌గిరి	5—00
శ్రీ పోలిసెట్టి సత్తిరాజు, కాళీపట్నం	5—00
శ్రీ ఎన్. గోపాలకృష్ణయ్య, పెదన	5—00
డాక్టరు యం. సి. వెంకటరమణ, పరసన్నపేట	5—00
శ్రీ పి. వి. అప్పారావు, నేపాడ	5—00
కె. లక్ష్మీపార్వతీదేవి, విజయవాడ	5—00

రూ. 1—00 విరాళమిచ్చినవారు.

యస్. వి. సుబ్రహ్మణ్యశర్మ, పి. ఎ. సూర్యనారాయణ, సంగా అప్పారావు, యస్. యస్. ప్రకాశరావు, గాదె లక్ష్మయ్య, పరిమి వెంకట సుబ్బమ్మ.

లోగడ వసూలయిన
మొత్తం రు. 1,38,654—31

వెరశి రు 1,38,751—31

తెలుగునాడు అంతటా రిపబ్లిక్ ఉత్సవాలు

భీమవరంలో

పట్టణ కాంగ్రెసువారి ఆధ్వర్యమున రిపబ్లిక్ దినోత్సవం వారి కార్యాలయములో జరిపారు. పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ జుజ్జూరి కేశవరావు పతాకావిష్కరణ చేశారు. తాలూకా కాంగ్రెసు కార్యాలయంలో శ్రీ దివి వెంకటరెడ్డి పతాకావిష్కరణ చేశారు. పిల్లలకు మిఠాయి పంచిపెట్టబడింది.

శ్రీ శలావారి వీధిలో నున్న విద్యుచ్ఛక్తి కార్యాలయంలో శ్రీ శల వెంకట్రావు (ఆనరరీ బెంచి మేజిస్ట్రేటు) పతాకావిష్కరణ చేశారు. శ్రీ దామరాజు సత్యనారాయణరావు (విద్యుచ్ఛక్తి శాఖ సూపర్‌వైజరు) ఉపన్యసించారు.

శ్రీ వాణీ ట్యుటోరియల్ కాలేజీవద్ద శ్రీ పి. యస్. యస్. శర్మ జెండాప్రతిష్ఠాపన చేశారు.

సభకు జిల్లాపరిషత్ అధ్యక్షులు శ్రీ అల్లూరి బాపినీడు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు జటావల్లభుల పురుషోత్తం, దిగుమర్తి సీతారామస్వామి, డాక్టర్ పి. యస్. యస్. శర్మ మాట్లాడారు. వినోదకార్యక్రమములు జరిగినవి ప్రిన్సిపాల్ వందన సమర్పణ చేశారు.

పొదిలిలో

పదకొండవ రిపబ్లిక్ దినోత్సవం పొదిలి తహశీల్దార్ శ్రీ బులుసు వెంకటేశ్వర్లుగారి ఆధ్వర్యమున తాలూకా ఆఫీసులో జాతీయ పతాక ప్రతిష్ఠ. బాల బాలికలతో పూరేగింపు జరిపి,పిల్లలకు మిఠాయిలు పంచిరి. సాయంత్రం బీదలకు అన్నదానంచేసిరి. పొదిలి పంచాయితీ ప్రెసిడెంటు శ్రీ కె. నారాయణస్వామిగారు సమితి అధ్యక్షులు శ్రీ ఎం. రామిరెడ్డిగారు, ఆర్. రాజేశ్వరరావుగారు యింకా కొంతమంది ధర్మదాతల సహాయముతో శ్రీ తహశీల్దారుగారి పర్యవేక్షణక్రింద పొదిలిలోను ఆర్. ఐ. శ్రీ ఐ. పాలానందంగారు ఈ కార్యక్రమమున్నూ సుమారు 36మంది బీద ప్రజలకు అన్నదానం చేశారు.

వెంకటాయపాలెంలో

ఇక్కడ రిపబ్లిక్ దినోత్సవం అతి వైభవంగా జరిగినది. గాంధిజీ, నెహ్రూ, సుభాస్ చంద్రబోస్ విగ్రహములను పుర వీధులలో ఊరేగించారు. పాఠశాల భవనం దగ్గర శ్రీ పాలెం పాటి వెంకన్నగారిచే జెండా ప్రతిష్ఠ జరిగినది. శ్రీ ఎర్నిన నాయుడు పంచాయితీ ప్రెసిడెంటుఅధ్యక్షతను సభ జరిగినది. శ్రీ దుగ్గిరాల సత్యనారాయణ సభను ప్రారంభించిరి. శ్రీ తానింకి వెంకటరత్నం (హెడ్మాష్టర్లు) రిపబ్లిక్ దినోత్సవం గురించి, ప్రభుత్వమువారు పంచాయితీ ద్వారా ప్రజలకు చేస్తున్న సేవగురించి, గ్రంథాలయము ఆవశ్యకతనుగురించిఉపన్యసించిరి.

విశాఖపట్టణంలో

పదకొండవ భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో విశాఖ పట్టణం ఇండస్ట్రియల్ ఎస్టేటు నందు ఎస్టేటు అడ్మినిస్ట్రేటివ్ భవనం పైన ఎస్టేటు ఆఫీసు సూపరింటెండెంట్ శ్రీ ఎస్. నరసింహారావు జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. టూల్ రూం సర్వీసింగ్ సెంటర్ కార్పెంటరీ సెంటరుల భవనాలపై కూడా జాతీయ పతాకాలు ఎగుర వేయ బడినవి. శ్రీ నరసింహారావుగారు స్లో సైక్లింగు రన్నింగు రేసులలో గెలుపొందిన వారికి బహుమతులు పంచిపెట్టారు. తదనంతరం అల్పాహారవిందు జరిగినది. ఎస్టేటు సూపర్‌వైజర్స్ శ్రీ సకలేశ్వరరావు: శ్రీ సుబ్బారావు శ్రీ శ్రీనివాసులు, ప్రసాదరావు, సన్యాసిరావు, సుందరరావు తదితర అధికార అనధికారులు ఉత్సవాలలో పాల్గొని జయప్రదంగా ఉత్సవాన్ని జరుపుకున్నారు.

ఏరుపాలెంలో

భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భములో స్థానిక ఉన్నత పాఠశాల పంచాయితీ ఆఫీసు పోలీసు స్టేషన్ ఫారెస్టు ఆఫీసు ఎక్సైజు భవనముల మీద జాతీయ పతాకములు ఎగుర వేయబడినవి. సాయంత్రం స్థానిక వున్నత పాఠశాలలో బాలబాలికలకు వుపాధ్యాయులకు ఆటల పోటీలు జరుపబడి గెలిచినవారికి స్థానిక గ్రామ పంచాయితీ అధ్యక్షులు శ్రీ జమలాపురపు లక్ష్మీనరసింహారావు గారిచే బహుమతులు ప్రదానము చేయబడినవి. రాత్రికి వున్నతపాఠశాల బాలబాలికలచే వైజ్ఞానిక ప్రదర్శనములు నృత్యములు, నాటికలు ప్రదర్శింపబడి బహుమతులు పంచిపెట్ట బడినవి.

చీపురుపల్లిలో

చీపురుపల్లిలో భారత దేశపు రిపబ్లిక్ దినోత్సవము స్థానిక సద్యాంధ్రపఠనమందిరపుఆవరణలో జయప్రదముగా జరుపబడినది. స్థానికస్కూళ్ళ విద్యార్థులు,పురప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగుల సమక్షమున పిల్లలు ''వందేమాతరం'' జాతీయ గీతము ఆలపిస్తూ యుండగా పఠన మందిరపు అధ్యక్షులు పుండపాక కామేశ్వరరావు పతాకావిష్కరణ గావించిరి.

చిల్కలూరిపేటలో

రిపబ్లిక్ దినోత్సవ సందర్భమున చిల్కలూరిపేట పట్టణమున కవి సమ్మేళన జరిగినది. శ్రీ లక్కరాజు శివకామేశ్వరరావుకవిగారు సభ కధ్యక్షత వహించిరి. షేక్ దావూద్‌కవి (కర్నూల్) విద్వాన్ వంగవోలు ఆదిశేషయ్య ఉభయభాషా ప్రవీణ జాస్తి వెంకటనరసయ్య, విద్వాన్ ధూళిపాళ వేంకట సుబ్రహ్మణ్యము, చల్లా వేంకట లక్ష్మీ నరసింహారావు విద్వాన్ ప్రవన్నకవి జనాబ్ సిద్ధయ్య కవి, భాషా ప్రవీణ గుంటూరి లక్ష్మీనారాయణశాస్త్రి గేయకవి ఐ. నాగమల్లారెడ్డి గేయ కవి శ్రీ కొప్పోలు వేంకటేశ్వరులు— సంస్కృత కవితను, తెనుగు పద్యములను,గేయములను చదివి వినిపించిరి. రిపబ్లిక్‌దినము నుద్దేశించి వ్రాసిన కవితను గాన మొనర్చిరి. గ్రంథాలయ నిర్వాహకులైన శ్రీ గుంటూరి వేంకటేశ్వరరావుగారు ధన్యవాదముల నర్పించిరి. అందరకు టీ పార్టీ చేయ బడినది.

అవనిగడ్డలో

అవనిగడ్డ కృష్ణాపరిషదున్నత పాఠశాల యందు రిపబ్లిక్ దినోత్సవం శ్రీ కానినేని రాధాకృష్ణారావు (హెడ్మాష్టరు) గారి అధ్వర్యమున జరుపబడింది.

స్వాతంత్ర్యం దాని రక్షణ మన విధి. మున్నగు విషయాలపై ఉపాధ్యాయులు కొందరు ముచ్చటించారు. పండ్లు పంచిపెట్టిన అనంతరం మిన్ను ముట్టే జయజయ ధ్వానాలతో, ఆనందోత్సాహాల విరజిమ్ముతూ ఉత్సవం ముగిసింది.

నుదురుపాడులో

మేడి కొండూరు బ్లాకు ఏరియాలో గల నుదురు పాడు గ్రామములో రిపబ్లిక్ దినోత్సవములు జయ ప్రదముగా జరుపబడినవి. జెండా ప్రతిష్ఠాపన శ్రీ మండాళ వీరారెడ్డి, సహకార సంఘాధ్యక్షులు గారిచే జరుపబడినది. గ్రామస్థుల శ్రమదానముతో ఒక కంకరరోడ్డు బాగు పరచబడినది. సాయంత్రము పిల్లలు పార్కుకు శ్రీ టి. వెంకటేశ్వర్లుగారిచే శంఖుస్థాపన చేయబడినది. శ్రీ గడియారము గోపాలకృష్ణయ్య డివిజనలు మేనేజరు, హిందూస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్సు కంపెనీ, విజయవాడ, గారి అధ్యక్షతన బహిరంగసభ ఏర్పాటు చేయ బడినది.

అలపాడులో

కైకలూరు పంచాయితీ లోని అలపాడు గ్రామములో రిపబ్లిక్ దినోత్సవము ప్రభాతభేరితో ప్రారంభింపబడినది. తదుపరి గ్రామస్థులందరు కలిసి నూతన పాఠశాలభవనపు ఆవరణలో శ్రమదానము, పారిశుద్ధ్య కార్యక్రమము జరిపిరి.

బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ టి. జోగిరాజు జాతీయజెండా ప్రతిష్ఠాపన చేయుగా, పాఠశాల బాలికలు జనగణమణ పాడిరి. తహశీల్దారు శ్రీ ఎ. సత్యనారాయణమూర్తి నూతన పాఠశాల భవనమునకు ప్రారంభోత్సవము జరిపిరి. ఆ పాఠశాల భవన ఆవరణలోనే బహిరంగసభ జరుపబడినది.

మధ్యాహ్నము బాల బాలికలకు ఆటల పోటీలు జరిపిరి. రాత్రి వినోద కార్యక్రమములు జరిగినవి.

ఒంగోలులో పన్నుల రివిజన్ చెల్లదు

క్రింది కోర్టు తీర్పుఖాయం

ఒంగోలు ఫిబ్రవరి 1 :— ఒంగోలు మునిసిపాలిటీవారు, ఒంగోలు పన్ను చెల్లింపుదారుల సంఘం వారిపై చేసిన అపీలులో, బాపట్ల సబార్డినేటు జడ్జి శ్రీ జి. యస్ శాస్త్రి తీర్పుచెబుతూ ఒంగోలులో 1956 లో చేయబడిన పన్నుల రివిజన్ చెల్లదని, యీరివిజన్ క్రింద ఒంగోలు మునిసిపాలిటీ వారు పన్నులు వసూలు చేయుటకు వీలులేదని తీర్పు చెప్పారు. ఒంగోలు మునిసిపల్ పన్నుచెల్లింపుదారుల సంఘం వారు, 1956 చేసిన పన్నుల రివిజన్ చెల్లదని, ఒంగోలు అడిషనల్ మునిసిఫ్ కోర్టులో దావాచేయుగా, ఆ కోర్టు మునిసిఫ్‌గారు విచారించి, పన్నుల రివిజన్ చెల్లనేరదని తీర్పుచెప్పారు. ఈ తీర్పుపై ఒంగోలు మునిసిపాలిటీ వారు, ఒంగోలు సబ్ కోర్టులో అపీలు చెయ్యగా, ఒంగోలు సబార్డినేటు జడ్జిగారు, యీకేసును బాపట్ల సబ్‌కోర్టుకు బదిలీ చేశారు. బాపట్ల సబార్డినేటుజడ్జిగారు క్రిందికోర్టు తీర్పునుఖాయపరిచారు.

ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

ఒంగోలు, ఫిబ్రవరి 1 :— ఒంగోలు మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వైస్ చైర్మన్ డా. సి. రామకృష్ణ గారధ్యక్షతన జనవరి 30 తేదీ సాయంకాలం జరిగింది. కృష్ణజయంతి, మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి, వినాయకచవితి, సర్వోదయ దినం (జనవరి 30 తేది) లలో జీవహింస చేయరాదని ప్రచార మొనర్చుటకు నిర్ణయించారు. త్వరలో ఒంగోలులో, ఫైర్‌స్టేషన్ ఏర్పాటుచేయుటకు స్థలం నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్యశాఖ వుద్యోగులకు 'రివైజుడు స్కేల్సు' అమలు పరచుటకు పర్మిషన్ యిచ్చుటకుగాను ప్రభుత్వంతోను మునిసిపల్ చేంబరు అధ్యక్షులతోను సంప్రదించుటకూ, మూడునుండి నాలుగు నయాపైసలకు గ్రంథాలయ పన్ను హెచ్చించుటకూ తీర్మానించారు.

ఇటీవల బాపట్ల సబ్‌కోర్టులో ఒంగోలు మునిసిపల్ అపీలును కొట్టివేసిన సందర్భంలో, 1956 లో చేయబడిన ఆస్తి పన్ను రివిజన్ ప్రకారం, పన్ను వసూలు చేయుటకు వీలులేనందున, ఒంగోలు మునిసిపల్ పన్ను చెల్లింపుదారుల సంఘంతోను ప్రభుత్వంతోను,యిందులకు సంబంధించిన యితర అధికారులతో, సంప్రదించుటకు శ్రీయుతులు వి. నారాయణరావు (చైర్మన్), ఎ. వి. సుబ్బారావు, కె. శ్రీమన్నారాయణ, దాసరి నారాయణరావు, మహమ్మద్ ఖాసిం, నత్తల చినరాఘవులు గారలతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు.

పేరాలలో 5 లక్షలరూపాయల చేనేతవస్త్రం నిల్వ !

పేరాల, ఫిబ్రవరి 4 :— పేరాలలో సుమారు అయిదులక్షల రూపాయల విలువ చేయు చేనేత వస్త్రం నిల్వ వున్నదనీ, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తగు సహాయం చేయాలని ఆంధ్రరాష్ట్ర జాతీయ చేనేత కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి శ్రీ జి.కోటయ్య వ్రాస్తున్నారు.

రాజమండ్రిలో దొంగతనం

రాజమండ్రి, ఫిబ్రవరి 3:— జనవరి 27వ తారీఖున రాజమండ్రిలోనిఒక ప్రముఖ చర్మ వర్తకుని 'యానంమండి' బ్రాంచి కొట్టులో సుమారు పండ్రెండు వందలయాభై రూపాయల విలువగల జోళ్ళు తయారు చేసే పరికరాలను, ముడిసన్నువులను అపహరించారని తెలియ జేయబడింది.

ఈకేసును 1వ టౌన్ పోలీసుస్టేషన్ సబ్ యిన్‌స్పెక్టరు శ్రీ టి. సీతారామస్వామిగారు దర్యాప్తు చేస్తున్నారు.

పంచాయతిసమితి సభ్యులు శ్రీ బండి మారయ్యగారు బహిరంగ సభకు అధ్యక్షతవహించి ఆటలలో గెలుపొందినవారికి వినోద కార్యక్రమములలో పాల్గొన్నవారికి బహుమతులు పంచి పెట్టిరి. గ్రామస్థాయి కార్యకర్త శ్రీ పి. బలరామకృష్ణరావుగారి వందన సమర్పణతో నాటి కార్యక్రమము ముగిసినది.

తెలుగునాడు

ఆకివీడు

రిపబ్లిక్ దినోత్సవ సందర్భములో, పశ్చిమ గోదావరిజిల్లా పరిషత్తు వైస్‌చైర్మన్ శ్రీ గోకరాజు రంగరాజు గారిచే పులవర్తి లక్ష్మణస్వామి హైస్కూలునందు జాతీయపతాకము ఎగురవేసిరి. అనంతరము శ్రీ పులవర్తి వెంకట సుబ్బారావు (పంచాయతీ ప్రెసిడెంటు) అధ్యక్షతను జరిగింది. సదరు సభలో శ్రీ గోకరాజు రంగరాజు (ఆకివీడు పంచాయితీసమితి ప్రెసిడెంటు), శ్రీ కర్రెడ్డి కుసుమేశ్వరరావు (ఆకివీడు పంచాయతీసమితి వైసు ప్రెసిడెంటు), శ్రీ గొర్తి సోమనాథశాస్త్రి, (హైస్కూలు ప్రధానోపాధ్యాయులు) విపులముగా మాట్లాడిరి. యం. రఫీగారు అభివందనములు తెలియపర్చిరి. సంగీతపు పోటీలలో గెలుపొందినవారికి శ్రీ పులవర్తి వెంకటసుబ్బారావుగారు బహుమతులు పంచిపెట్టిరి. విద్యార్థి, విద్యార్థినులకు స్వీట్సు పంచిపెట్టిరి.

రేపల్లె

నేడు పట్టణంలో పచ్చని రంగురంగుల తోరణాలు బాలబాలికలు ఉపాధ్యాయుల ఆధ్వర్యమున బారులుతీరి బ్యాండుపైగా మేళములతో పూరేగింపులు ఒక నూతన వికాసమునుకలిగించినవి.

మునిసిపాలిటి ఆఫీసుకు వచ్చిన పెద్దలకు కమీషనరు శ్రీ వి. శ్రీపతిరెడ్డి స్వాగతం చెప్పారు. చైర్మన్ శ్రీ నేతి వెంకటరమణ మాజీమంత్రి శ్రీ అనగాని భగవంతరావుగారిని పుష్పమాలాలంకృతులను చేయుగా శ్రీ భగవంతరావు జాతీయ పతాకమును ఆఫీసుపై ఎగురవేశారు. జిల్లా పరిషత్ హైస్కూలులో శ్రీ శ్రీరామమూర్తి యం.యల్.సి. జాతీయ పతాకమును ప్రతిష్ఠించి, యస్.సి.సి, ఏ.సి.సి, స్కౌట్‌వారలుజరిపిన పేరేడ్‌లో వందనాన్ని స్వీకరించి సభకు అధ్యక్షత వహించారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ యస్.యస్. ప్రసాదమూర్తి స్వాగతంచెప్పారు. పోటీలలో గెలుపొందినవారికి శ్రీ నేతి వెంకటరమణగారు శ్రీ లింగరాజు బహుమతులు ఇచ్చారు.

రైలుపేట ప్రాథమిక పాఠశాలలో మునిసిపాలిటి వైస్ చైర్మన్ శ్రీ మేకా రామకోటేశ్వరరావు జాతీయపతాకాన్నిఎగురవేశారు.తాలూకా కాంగ్రెస్ ఆఫీసుమీద మాజీజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఉప్పల చింపయ్య జండాప్రతిష్ఠ గావించారు. తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వెలగపూడి సత్యనారాయణగారు స్వాగతం చెప్పారు.

శ్రీకాకుళం

పట్టణంలో పదకొండవ రిపబ్లిక్ దినోత్సవం వైభవంగా జరిగింది. మ్యునిసిపల్ హైస్కూలు మైదానంలో కలక్టరు శ్రీ పి.ఎ చలపతిరావు, సిరస్దార్, శ్రీ రాజగోపాలరావు, శ్రీ రంగారెడ్డి ప్రభృతులు రంగురంగుల జెండాలతో తోరణాలతో రమ్యముగా అలంకరించారు. వేలాదిజనం, పిల్లలు, హర్షధ్వానాల మధ్య కలక్టరు శ్రీ పి.పి. రామారావు, జాతీయపతాకాన్ని ఎగురవేసి, పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఆనందరామన్ పోలీసు రిజర్వుదళాలను ఇన్‌స్పెక్ట్ చేశారు. పోలీసు ఎన్.సి.సి — ఎ.సి.సి వీరు విన్యాసములు చేయుగా — కలక్టరు వందనము స్వీకరించారు.

శ్రీకాకుళం కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు భవనంమీద కార్యదర్శి శ్రీ జలీల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. మేనేజరు శ్రీ కె. పాపారావు రిపబ్లిక్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు. టవున్‌హాలుక్లబ్‌లో శ్రీ గుడివాడ లక్ష్మణరావు రిపబ్లిక్ దినోత్సవం జరిపించారు. మహిళాసంఘంలో కలక్టరు సతీమణి శ్రీ గాయత్రీ రామారావు పతాకాన్ని ఎగురవేశారు. కార్యదర్శిని శ్రీమతి గుడివాడ సూర్యకాంతం రిపబ్లిక్ యిండియాలో మహిళాపాత్ర గురించి ముచ్చటించారు.

సాయంత్రం కాలేజీ ఆవరణలో కలక్టరు అధ్యక్షతను బహిరంగసభ జరిగినది. శ్రీ దారపు వెంకటరావు ప్రార్థన చేశారు. శ్రీయుతులు బెండి కూర్మన్న బి. రాజగోపాలరావు ఒక్కం లక్ష్మీనరసింహం, సి. జగన్నాథం, పి.ఎస్.నారాయణ మాట్లాడారు.

జిల్లా కాంగ్రెసు ఆఫీసులో మహిళాకాంగ్రెసు సమావేశం జరిగినది. శ్రీ కొమర శంకర నారాయణ అధ్యక్షత వహించారు. శ్రీమతి వంగిచిట్టెమ్మ మాట్లాడారు. కార్యదర్శి సంగీతరావు సుందరమ్మ వందనసమర్పణ చెప్పారు.

అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి సన్నిధానంలో శ్రీ సూర్యకళాసమితివారి వార్షికోత్సవం జరిగినది. మ్యునిసిపల్ ఉపాధ్యక్షులు శ్రీ గొండు శిమ్మన్న అధ్యక్షత వహించారు. మహోదయ సంపాదకులు శ్రీ టి. వి. శివరావు, అరసవల్లి లక్ష్మీనారాయణాచార్యులు, అరసవల్లి ఆలయ మేనేజరు శ్రీ డి.వి. సీతారామస్వామి నాట్య నాటకముల ప్రయోజనం గురించి మాట్లాడారు.

రాత్రి ఆఫీసుభవనములు, పౌర భవనములు విద్యుద్దీపాలతో అలంకరించబడ్డాయి. ఉత్సవ అలంకరణకు బహుమతులు ఏర్పాటు చేయబడ్డాయి.

బహిరంగ వేలం
[illegible] నం. 1960, [illegible] 11—2—61 వ తేదీ శనివారం, మధ్యాహ్నం, 2—00 (రెండు) గంటలకు [illegible] వేలము వేయబడును. [illegible] పాటకు ముందుగా రు. 2,000 లు డిపాజిట్టు చేయవలెను. వివరములు సంఘ ఆఫీసులో తెలుసుకొనవచ్చును. [illegible] 11—00గంటలనుండి సాయంకాలము 5—00 గంటలవరకు [illegible]
సం. వల్లూరు కేశవరావు,
వైస్—ప్రెసిడెంటు.

దక్షిణ రైల్వే
ఈ రైల్వేలో రాయచూరు మీదుగాను, విజయవాడ మీదుగాను, వాల్తేరు మీదుగాను బ్రాడ్‌గేజి గమ్యస్థానములకు, నార్త్ ఈస్టు లైనుమీద బ్రాడ్‌గేజి స్టేషనులకును, వాగన్ లోడ్లలోను, ''స్మాల్స్'' లోను కన్‌సైన్‌మెంట్ల బుకింగుకు యిప్పుడు వాగన్‌లు సులభంగా లభించును. అందువల్ల వ్యాపారస్థులు ఈ అవకాశమును పూర్తిగా వినియోగించుకొనవలసిందిగా కోరబడుతున్నారు.
మద్రాసు 3—2—61 చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు.

వేసవి పంటలకు నిరాటంకంగా నీటి సరఫరాకు ఉత్తమ సాధన
కిర్లోస్కర్ పంపింగ్ సెట్లు

3, 5 మరియు 7 .5 హెచ్. పి.
కిర్లోస్కర్ పంపింగ్ సెట్లు దృఢంగాను, [illegible] నిర్మించబడినవి, అవి నడుపుట సులభం, మరియు సంవత్సరాల తరబడిగా నిరాటంకముగా పనిచేయును [illegible]
ఈ సెట్లు ప్రభుత్వ ఋణ పద్ధతిని లభించును [illegible] వివరములకోసం వ్రాయండి —
కిర్లోస్కర్ బ్రదర్స్ లి. కిర్లోస్కర్ వాడి, జిల్లా, సతారా



ఎక్కడ లైఫ్‌బాయ్ ఉన్నదో అక్కడ ఆరోగ్యము వున్నది!
ఆహా, లైఫ్‌బాయ్‌తో స్నానం. ఆనందదాయకం!
ఆ హాయిగొలిపే అనుభవాన్ని.... పులకింపజేసే ఆరోగ్యకర స్పర్శను మీరు ఇష్టపడతారు!
ఆటలోనైనా, పనిలోనైనా మురికి అంటకుండా ఎవరూ తప్పించుకోలేరు. లైఫ్‌బాయ్‌యొక్క సమృద్ధయిన నురగ మురికిలోని క్రిములను కడిగివేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ కుటుంబములో అందరూ నేటినుంచి లైఫ్‌బాయ్‌ని వాడుట మంచిది కాదా?
హిందుస్తాన్ లీవర్ ఉత్పత్తి
L. 18-X32 TL

టెండరు నోటీసు
పొందూరు పంచాయతీ

సీలువేసిన టెండర్లు యీ దిగువ నుదహరించిన పనులకు పొందూరు పంచాయతీ ఏరియా (చీపురుపల్లి తాలూకా, శ్రీకాకుళంజిల్లా) లో చేయుటకుగాను యీదిగువ సంతకము చేసినవారిచే తే 13—2—61 దీ సోమవారము మధ్యాహ్నము 4 గం.లవరకు తీసుకొనబడి ఆ దినముననే 4—30 గం. లకు తెరువబడును. తదితర విషయములు ఆఫీసు పని చేయు కాలములో అడిగి తెలుసుకొనవచ్చును.

నెం.	పనియొక్క వివరము	ఎస్టిమేటు సొమ్ము	ధరావత్తు సొమ్ము
1.	హాస్పిటలువీధిలో కచ్చాడ్రయినుస్థానే పక్కాడ్రయిను కట్టుట (యిరుప్రక్కల వీధి)	రు. 4000/—	రు. 400/—
2.	హరిజనుపేటవద్దగల పాయికానా రిపేర్లు (కట్టుట)	రు. 3000/—	రు. 300/—
3.	చిన్నాయుడు యింటివెనుక అనగా పాతపేట వద్దగల నూతినుండికాలువకట్టుట (నాయుడువీధి డ్రయిను)	రు. 1050/—	రు. 105/—
4.	శెట్టివీధివద్దగల నూతినుండి కాలువ తరువరి కలవర్టు కట్టుట.	రు. 450/—	రు. 45/—

నోట్:— పై పనులన్నియు తే 31—3—61 దీ లోగా పూర్తి చేయవలెను.

(సం.) కోట వెంకట ప్రభాకరరావు
కార్యనిర్వాహకాధికారి, పొందూరు పం.

ప్రోటెక్స్ అన్నింటికి పనికివచ్చే టాయిలెట్ పౌడర్

PTP. G. 6 TEL.

క్రీడాలోకం:

పశ్చిమ రైల్వే ఆటగాళ్లకు బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్

మద్రాస్, ఫిబ్రవరి 5:— అఖిలభారత అంతర రైల్వే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో పశ్చిమ రైల్వే జట్టు నిన్న సాయంత్రం దక్షిణ రైల్వేవారిని మూడు పాయింట్ల తేడాతో (72-69) ఓడించి తిరిగి ఛాంపియన్‌షిప్ గెల్చుకొన్నది.

మొదటి అరగంట పూర్తి ఆయేసరికి పశ్చిమ రైల్వే ఆటగాళ్లు 2 పాయింట్లు లీడ్‌లో ఉన్నారు. అప్పటికి స్కోరు: 36—34.

రెండుజట్లకు పోటీ మంచి తీవ్రస్థాయిలో సాగి ఆటపాడుగునా ప్రేక్షకుల గ్యాలరీనుంచి కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. దాదాపు వెయ్యిమంది ప్రేక్షకులు ఆమితాసక్తితో ఈ పోటీని తిలకించారు.

రెండవ అరగంటలో దక్షిణ రైల్వేజట్టు దాదాపు చాలాభాగం లీడ్‌లో ఉన్నదిగాని, చివరి క్షణంలో అదృష్టం కలిసిరాలేదు. పశ్చిమ రైల్వే ఆటగాళ్లు బ్రహ్మాండంగా విజృంభించి విజయ ధ్వజాన్ని ఎగరవేసుకొని వెళ్లిపోయారు.

కేరమ్సులో విజయవాడ యువకుని విజయం

విశాఖపట్నం, ఫిబ్రవరి 2:— విశాఖపట్నం హిందూ రీడింగు రూమ్స్ వారి ఆధ్వర్యాన కారమ్స్ (సింగిల్స్) పోటీలు జనవరి 4నుండి 26వ తేదీ వరకు జరుపబడినవి.

ఈ పోటీలో తొంభై ఆరుగురు ఆటగాళ్లు పాల్గొన్నారు.

నేషనల్ ఛాంపియన్ విజయవాడ వాస్తవ్యుడు శ్రీ పి. అప్పారావు ఫైనల్సులో గెలుపొందిరి.

విశాఖపట్నం మునిసిపల్ చైర్మన్ శ్రీ ఎ. వి. భానోజీరావు (ఎమ్. ఎల్. ఎ.) గారు 'స్టార్' సిగరెట్లు తయారుచేయు కంపెనీ వారిచే నొసంగబడిన బహుమతులను పంచిపెట్టారు.

నర్సరావుపేటలో రిపబ్లిక్ ఆటల పోటీలు

నర్సరావుపేట, ఫిబ్రవరి 5:— నర్సారావుపేట స్పెషల్‌మునిసిపల్‌తెలిక్‌సీనియర్ బేసిక్ స్కూలులో బేసిక్ విద్యావార, రిపబ్లిక్, దినోత్సవ సందర్భముగా పట్టణములోని అన్ని బేసిక్ పాఠశాలల విద్యార్థి విద్యార్థినులకు ఆటల పోటీలు జరుపబడెను.

గెలుపొందినవారి వివరములు:—

నూరు గజముల పరుగు పందెము: 1వ బహుమతి టి. శివన్నారాయణ, 2వ బహుమతి ఆర్. రామలింగం.

కబాడి: విన్నర్సు— డి. రాజా—టీము.

యాభై గజముల పరుగు పందెము— 1వ బహుమతి బి. రాములు, 2వ బహుమతి కె. సత్యనారాయణ,

కబాడీ:— విన్నర్సు — బి. ఆదినారాయణ టీము.

నూరు గజముల పందెము: 1వ బహుమతి ఎ. వి. రాజ్యలక్ష్మి, 1వ బహుమతి జి. నాగేశ్వరమ్మ, (2) మ్యూజికల్ చైరు:— 1వ బహుమతి వి. వి. వేదవతి, 2వ బహుమతి ఐ. శాంతకుమారి.

యాభై గజముల పరుగు పందెము:— 1వ బహుమతి సిహెచ్. కుసుమ కుమారి, 2వ బహుమతి . సిహెచ్. హేమలత.

మ్యూజికల్ చైర్సు:— 1వ బహుమతి సిహెచ్. కుసుమకుమారి, 2వ బహుమతి బొగ్గరం కోటేశ్వర అన్నపూర్ణమ్మ.

సూత్రయజ్ఞము పోటీ:— (నిర్వహణ: పి. ప్రసాదరావు క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్) సీనియర్సు: 1వ బహుమతి వేదాంతం లక్ష్మీనరసమ్మ, 2వ బహుమతి టి. రామ సుబ్బారావు. జూనియర్సు:— 1వ బహుమతి పి. వి. ముత్యాలు, 2వ బహుమతి పి. భాగ్యలక్ష్మి.

వ్యాసరచన పోటీ:—(నిర్వహణ బాలసత్యనారాయణ, హిందీ పండిట్) బాలురు: 1వ బహుమతి శ్రీ గిరిరాజా సత్యనారాయణ, 2వ బహుమతి: గరికిపాటి వెంకట్రావు. బాలికలు: 1వ బహుమతి వేదాంతం లక్ష్మీనరసమ్మ, 2వ బహుమతి బెహరా లక్ష్మీరాజ్యం.

వక్తృత్వ పోటీ:— (నిర్వహణ: నందిగం వెంకయ్య) బాలురు: 1వ బహుమతి: గిరిరాజా సత్యనారాయణ, 2వ బహుమతి పి. వెంకటకృష్ణ. బాలికలు: 1వ బహుమతి పి. హేమలత, 2వ బహుమతి బెహరా లక్ష్మీరాజ్యం.

తరగతిగది పరిశుభ్రత: 1వ బహుమతి 8వ గ్రేడ్ (ఎ సెక్షన్), 2వ బహుమతి 6వ గ్రేడ్.

ఒంగోల్ ఫుట్‌బాల్ అసోసియేషన్

ఒంగోలు, ఫిబ్రవరి 2:— ఒంగోలు ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు శ్రీయుతులు డా. సి.ఎ.పి. చార్య (అధ్యక్షులు), ఆర్. జీవన్ సింగు (ఉపాధ్యక్షులు), డా. బి. కృపారావు (కార్యదర్శి), పి. జయపాల్ (సంయుక్త కార్యదర్శి), గొల్లపూడి శ్రీనివాసమూర్తి (కోశాధికారి), కె. శమ్యూల్, ఐ. ఐజక్, యస్. ఎ. రహీమ్, చిఫుకుల భరతశాస్త్రి, తూమాటి రంగయ్యచౌదరి, వి. మధుసూధన రావు, జి. జె. జాకబ్ గారలు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొనబడిరి.

గుంటూరులో కుస్తీ పోటీల డాక్యుమెంటరీ చిత్రాలు

మద్రాస్, ఫిబ్రవరి 5:— గుంటూరులో జనవరి 13, 14, 15, 16 తేదీలలో జరిగిన అఖిల భారత కుస్తీ పోటీలను భుపన్. కళ్యాణరావు అండ్ కంపెనీ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతలు 4000 అడుగుల నిడివితో ఒకచిత్రంగా రూపొందించారు. ఈ పోటీలలో ఇండియా అంతటినుండి, 18 రాష్ట్రాలవారు పాల్గొన్నారు. దీనిని 2000 వేల అడుగులలో కుదించి తెలుగు తమిళ భాషలలో అన్ని ప్రాంతాలలో విడుదల చేయుటానికి నిర్మాత యస్. దుర్గారావు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

జనాంతికమైన నెహ్రూ ఉపన్యాసానికి టేప్ రికార్డ్

హైదరాబాద్, ఫిబ్రవరి 5:— నిన్న ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభా పార్టీ సమావేశంలో, ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన ప్రసంగాన్ని 'టేప్ రికార్డ్' చేయడానికి, ఒక సభ్యుడు ప్రయత్నించగా, సకాలంలో ఒక సి. ఐ. డి. ఆఫీసరు దానిని కనిపెట్టి, పార్టీ కార్యదర్శికి ఆ విషయం తెలియచేశారు. పార్టీ కార్యదర్శి, ఆ సభ్యుని నెహ్రూ ఉపన్యాసాన్ని టేప్ రికార్డు చేయరాదనిచెప్పగా ఆయన తనప్రయత్నం విరమించుకొన్నారు.

శ్రీకాకుళంజిల్లాలో ఉపముఖ్యమంత్రి

(మన విలేఖరి)

శ్రీకాకుళం, ఫిబ్రవరి 1:— ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి అరసవల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రతినిధులు, శ్రీ యిప్పిలి రామశర్మ, శ్రీ యిప్పిలి జోగారావు, శ్రీ డి. వి. సీతారామస్వామి మంత్రిగారికి పూలమాలలువేసి స్వాగతమిచ్చారు. శ్రీ కూర్మంలో శ్రీకృష్ణప్ప, చాగంటి బసవరాజు స్వాగతమిచ్చి ఆలయమర్యాదలతో మంత్రిగారికి స్వామిదర్శనం చేయించారు.

గార గ్రామంలో పంచాయతీ సభ్యుల సమావేశంలో మంత్రిగారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అవతరణతో మనపరిపాలన సాగుతున్నదని అనుకోవాలనీ, సమితి అధ్యక్షులు, సభ్యులు వారివారి హోదాల కంటె వారి బాధ్యతలు తెలిసికొని సంచరించాలనీ అప్పుడే సమితి అధ్యక్షుల చేతుల్లో శాంతిభద్రతలుకూడా పెట్టబడుతవనీ అన్నారు. మీరంతా సక్రమంగా పాలన జరిగించినవాడు, గ్రామాలన్నీ మునుపటివలె ఔన్నత్యంతో తుల తూగగలవన్నారు.

సమితి అధ్యక్షులు శ్రీ తంగి సత్యనారాయణ, గార పంచాయతీ అధ్యక్షులు స్వాగత పత్రాలు మంత్రి గారికి సమర్పించారు.

కలెక్టరు పి. ఎ. శ్రీ వై. వి. చలపతిరావు పరిషత్ అధ్యక్షులు శ్రీ బెండి కూర్మన్న, లోకసభ సభ్యులు శ్రీ బి. రాజగోపాలరావు, ఆర్. డి. ఓ. శ్రీరామదాసు మంత్రిగారి సంచారంలో పాల్గొన్నారు.

శ్రీ జవ్వాది లక్ష్మయ్య నాయుడు షష్టిపూర్తి

పూళ్లలో సన్నాహాలు

(మన విలేఖరి)

ఏలూరు, ఫిబ్రవరి 3:— పూళ్ల గ్రామంలో శ్రీ భోగరాజు బుచ్చిరామయ్య అధ్యక్షత క్రిందజరిగిన పశ్చిమగోదావరి జిల్లా నాయకుల, సహకార వాదుల సమావేశంలో పెనుగొండ వాస్తవ్యులు, ఆంధ్ర అసెంబ్లీసభ్యులు ఏలూరు కో—ఆపరేటివు సెంట్రల్ బ్యాంకిఅధ్యక్షులు, సహకార ఉద్యమనాయకులు శ్రీ జవ్వాది లక్ష్మయ్యనాయుడుగారికి షష్టిపూర్తి ఉత్సవాన్ని చేయు దానికి ఏకగ్రీవంగా తీర్మానించబడింది. ఉత్సవ కమిటీకి కన్వీనరుగా శ్రీ ఎ. ఎ.ఆర్. పార్థసారథిగారిని ఎన్నుకొన్నారు.

హోమియో వైద్య విధానంలో ప్రమాణాలు

—: x :—

నిర్ణయించే కేంద్ర మండలి ఉండాలని అఖిలభారత హోమియో సంఘం అభ్యర్థన

మద్రాస్, ఫిబ్రవరి 6— హోమియో వైద్యవిధానంలో విద్యాబోధ, వృత్తి ఆసుపత్రుల నిర్వహణ, వీటికి సంబంధించిన నిబంధనావళిని ఏర్పాటు చేయడానికి కేంద్ర వైద్యమండలిని నియమించవలసిందిగా అఖిలభారత హోమియోపతి వైద్యసంఘం నిన్న ఇక్కడ జరిగిన సమావేశంలో కేంద్రప్రభుత్వాన్ని అర్థించింది.

హోమియోపతి ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలు నెలకొల్పడానికి తృతీయ ప్రణాళికలో నిధులను కేటాయించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సమావేశం కోరింది.

హోమియో వైద్యవిధానాన్ని గుర్తించవలసిందిగా, రిజిస్టర్డ్ వైద్యుల హోదా హోమియో వైద్యులకు కలుగజేస్తూ చట్టాన్ని ప్రవేశపెట్టవలసిందిగా మద్రాసురాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమావేశం కోరింది.

మద్రాసురాష్ట్ర హోంమంత్రి శ్రీ యం. భక్తవత్సలం ఈ సమావేశానికి ప్రారంభోత్సవం జరిపారు. "ఇంటిగ్రేటెడ్" వైద్యవిధానం ఉండడం అవసరమనీ, దానివలన రోగికి వెంటనే స్వస్థత చిక్కడమేగాక, ఖర్చుకూడా తగ్గుతుందనీ శ్రీ భక్తవత్సలం వక్కాణించారు. హోమియో విధానం సులభమైనదనీ, మందులు చాలా చౌక అనీ, వైజ్ఞానిక పరిశోధనలు జరిపి ఈ విధానం ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేటటుల చూడాలనీ శ్రీ భక్తవత్సలం సూచించారు.

ఈ సమావేశానికి డాక్టర్ ఆర్. పి. మిశ్రా అధ్యక్షతవహించారు. హోమియో విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేటందుకు ప్రయత్నించాలనీ, ఈ విధానానికి సంబంధించిన చట్టాలు పదిరాష్ట్రాలలో మాత్రం ఉన్నాయనీ, పంజాబ్, రాజస్థాన్, మద్రాసు, మైసూరు ప్రభుత్వాలు ఈ విధానాన్ని ఇంకా గుర్తించలేదనీ శ్రీ మిశ్రా వివరించారు.

శాంతామేరియా నౌకలోని ప్రయాణికులు

ఇంకొక నౌకలోనికి మార్పు

బ్రెజిల్, ఫిబ్రవరి 5:— పదిహేనురోజుల క్రితం తిరుగుబాటుదారులు ముట్టడించిన శాంతా మేరియా నౌకనుండి ప్రయాణికులు నేడు సురక్షితంగా మరొక నౌకలోనికి మార్చబడ్డారు.

శాంతా మేరియా అధిపతులలో ఒకరు నేడు విలేఖరులతో మాట్లాడుతూ, ఆ నౌక, మరి 3 రోజులలో తిరిగి ప్రయాణానికి సంసిద్ధం కాగలదని తెలియజేశారు.

రోటరీ ఫొటో పోటీలు

విజయవాడ, ఫిబ్రవరి 5:— టోకియోలో జరగబోయే రోటరీ ఇంటర్నేషనల్ సభల సందర్భంలో జరిపిన ఫొటో పోటీలలో స్థానిక రోటరీ క్లబ్బు సభ్యులు శ్రీ పి. వీరన్న పంపిన "క్లబ్బు సర్వీసు" "నా దేశం" అనే ఫొటోలకు బహుమతులు పొందినట్లు ఆయనకు తెలియచేయబడింది.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

తాడేపల్లిగూడెం మార్కెట్ ధరలు

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 6:— వ్యాగనుసప్లయిలేక మిల్లు యజమానులు, వర్తకులు రైతులకు సొమ్ము చెల్లించలేనిస్థితి ఏర్పడింది. వ్యాగనుసప్లయి లేకపోయినా కేరళకు తంజావూరు బియ్యం సరఫరా కావటంవల్ల, డిమాండు తగ్గింది. రేటుకూడ ఉప్పుడుబియ్యం బస్తాకు రు. 0—50 నుండి ఒకరూపాయివరకు తగ్గింది. ఈరోజువరకు 2,060 దరఖాస్తులు రిజిస రు అయివున్నవి.

ఉలవలు, జంగారెడ్డిగూడెం ప్రాంతాలనుంచి రావటంవల్ల గతవారంకన్నా పుట్టికి రు. 40 లు తగ్గింది. మంచిరకం సరకులు రావటంలేదు. గతవారంనుంచి ఈరోజువరకు సుమారు 20,000 బుట్టల బెల్లం మార్కెటుకు వచ్చినవి.

ఆదివారంరేట్లు: ధాన్యం, అక్కుళ్లు:(స్థానికంగా) రు. 24, సన్నకృష్ణ కాటుకలు (కొత్తవి) రు. 26, పాతవి రు. 28—50, బంగారుతీగలు రు. 30—50, పచ్చిబియ్యం: (స్థానికంగా) అక్కుళ్లు రు. 36—50, బసంగి రు. 36, సన్నకృష్ణ కాటుకలు (కొత్తవి) రు. 40, పాతవి రు. 44, (ఎగుమతి) బసంగి రు. 41, అక్కుళ్లు (కొత్తవి) రు. 41—25, పాతవి రు. 43—50, సన్నకృష్ణ కాటుకలు రు. 46—50, కొత్తవి రు. 42—50. బంగారుతీగలు రు. 50.

ఉప్పుడుబియ్యం: బసంగి రు. 40, అక్కుళ్లు రు. 40, 50 నుండి 41, సన్నకృష్ణ కాటుకలు రు. 42—50.

అపరాలు: కందులు (200 కుంచములు) రు. 300 నుంచి 320, ఉలవలు రు. 280 నుంచి 310, ధనియాలు రు. 200 నుండి 250, శనగలు రు. 400 నుండి 425, కుంకుళ్లు రు. 235 నుండి 240, జొన్నలు రు. 270 నుండి 300, మినుములు (24 కుంచములు) రు. 47 నుండి 48, పెసలు రు. 51—50, శనగపప్పు రు. 51 నుండి 52, కందిపప్పు రు. 51.

బెల్లం: (3 మళ్లు) రు. 9—50 నుండి రు. 12—50, చింతపండు (మణుగు) రు. 5 నుండి 7—50, ఎండుమిర్చి రు. 15 నుండి 17, ఉల్లిపాయలు (పెద్దవి) రు. 35, చిన్నవి (20 మళ్లు) రు. 52.

వేరుశనగనూనె (మణుగు) రు. 23—12, వేరుశనగపిండి (సంచికాక) రు. 25—25 నుండి 25—37, ఎర్రనువ్వులు రు. 96, తెలకపిండి (500 పౌన్లు) రు. 135.

రష్యా - చైనాలమధ్య సాంస్కృతిక సహాయం

లండన్, ఫిబ్రవరి 5:— సోవియట్ యూనియన్, చైనా ప్రభుత్వాలు సాంస్కృతిక సహకార ఒప్పందాన్ని నిన్న కుదుర్చుకొన్నాయని, ఒప్పంద పత్రంపై ఉభయ దేశాల ప్రతినిధులు నిన్న పెకింగ్‌లో సంతకాలు చేశారని, న్యూచైనా వార్తాసంస్థ ప్రకటించింది.

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 6:—

వేరుశనగవిత్తు	531 పౌన్లు కాండి
కోరమాండల్	226 227
పీనట్సు	223.
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	444.00
తిరువత్తూరు ఆముదాలు	370.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్యాన్ ఎం. ఎస్.	47.50
రాజా ఆరోన్	46.00
వేరుశనగకేకు	26.50

మద్రాసు బులియన్ మార్కెట్

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాములు	94.50
ఎస్.ఎం.బంగారంరెడి 10 గ్రాములు	122.65
మూసాబంగారంరెడీ 10 గ్రాములు	120.50
బార్‌సిల్వర్ రెడీ (కె. జి.)	211.50
చిల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ బులియన్ మార్కెట్

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	141—50
సావరిన్	95—25
వెండి 100 తు.	241—00
వెండి 1 తు.	2—40

విపణి వీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 6:—

కాటన్సీడ్ ఆర్డినరీ—	రు. 146 00
ఇండియన్ బరన్—	రు. 24.40
బంగారం	రు. 120.35
వెండి (పల్ల)—	రు. 206 60
బంగారం (పల్ల)	రు. 120.35
ప్రతి ఆరిల్లా (ఏప్రిల్)	559 25
వేరుసెనగ (ఫిబ్రవరి)	217.00
ఆముదాలు (మే)	168.12

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 6:— 74 కి. గ్రాముల.

అక్కుళ్లు ధాన్యం	రు. 24—50
డి. బి. సన్నాలు ,,	25—50
3 మణుగులబస్తా అక్కుళ్లు బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
పచ్చపెసలు సీహాలు	47—00
మినుములు	52—50
మినుములు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్నర మణుగుల బస్తా	47—0

హైదరాబాద్ హాండ్‌లూం వీవర్సు సెంట్రల్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్.

5—2—61 నుంచి 12—2—61 వరకు జరుగు 8వ అఖిల భారత చేనేత సప్తాహం దినములలో

"హైకో - బట్టలు" కొనండి

మామూలుగాయిచ్చే రూపాయికి 5 న.పై.కాక, స్పెషల్ రిబేటు రూపాయికి 5న.పై. యివ్వబడును. మా లోకల్ ఎంపోరియములలో దేనికైన దయచేసి విచ్చేయండి.

జనాభా లెక్కలు 1961

ఫిబ్రవరి 10 - మార్చి 5



ఈ తేదీలమధ్య, దేశంలోని వివిధ నగరాలలోను, మామూలు గ్రామాలలోను, పర్వత ప్రాంతాలలోను, వన్య ప్రదేశాలలోను, సముద్రాలపైన సముద్ర తీరాలలోను వున్న యావన్మంది ప్రజలు లెక్కింపబడతారు.

ఈ లెక్కల సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 10 న ప్రారంభమై, మార్చి 1 వ తేదీన పరిసమాప్తమౌతుంది. ఈ జనాభా లెక్కలలో ఎవరూ మిగిలిపోకుండా, ప్రతి ఒక్కరూ చేర్చబడేటట్టు చేయడానికై, మార్చి 1, 5 తేదీలమధ్య మరొకసారి లెక్కించడం జరుగుతుంది. మీ కుటుంబంలోని పెద్దలు, పిన్నలు అందరూ లెక్కింపబడేటట్టు తప్పక చూడండి.

జనాభా లెక్కలు సేకరించు వుద్యోగి గురుతరమైన బాధ్యత నిర్వర్తించవలసి వున్నది. కర్తవ్య నిర్వహణలో అతనికి అన్ని విధాలా సహాయం చేయడం మన విధి.

జనాభా లెక్కల సందర్భంగా మీరిచ్చే సమాచారమంతా అతి రహస్యంగా వుంచబడుతుంది. పూర్తి రక్షణ ఇవ్వబడుతుంది.

భారత ప్రభుత్వ ప్రకటన

పిల్లలకు ప్రీతి...

క్యాడ్‌బరీ'స్

డ్రింకింగ్ చాక్‌లెట్

ఉదయంగాని, సాయంకాలంగాని, రోజూ రుచికరమైన క్యాడ్‌బరీ'స 'డ్రింకింగ్ చాక్‌లెట్' త్రాగండి. తయారు చెయుట సులభం. త్వరితంగా వడ్డించ వచ్చును.

క్యాడ్‌బరీస్ అంటే శ్రేష్ఠమైనది



దీనిని తయారుచేయు విధం:
3 టీ చెంచాల నిండుగా చాక్‌లెట్ పిండిని ఒక కప్పు వేడి పాలలో (లేక పాలు నీళ్ల కలిపినదానిలో) వేసి కలపండి.
క్యాడ్‌బరీస్ డ్రింకింగ్ చాక్‌లెట్ పుష్టిగలిగినది మరియు తేలికైనది కూడా!

"అజీత్" ఇంజనును కొంటే మీరు పెట్టుబడి పెడుతున్నారన్నమాట



ప్రతి అజీత్ ఇంజను ఫ్యాక్టరీనుండి వచ్చే ముందు పూర్తిగా పరీక్షించబడినది. దృఢముగా ఉండేలా నిర్మించబడిన యీ ఇంజను అరుగుదల తక్కువగా ఉండేలా డిజైను చేయబడినది. అజీత్ తేలికైన డీసెల్ ఆయిలుతో పని చేయగలదు.

సోల్ సెల్లింగ్ ఏజంట్లు:
బాట్లిబాయ్ అండ్ కంపెనీ,
ప్రొప్రయిటర్లు: ఫోగిలాల్ లెహెర్‌చంద్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్బ్స్ స్ట్రీట్, ఫోర్టు, బొంబాయి—1.
బ్రాంచిలు: రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్. 12/20, కాన్వెంటు వీధి, విజయవాడ

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808452

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార వియుక్తులగు ఏజంట్లుగల ప్రదేశాలలో రు. న.	పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2-40	2-65
3 నెలలకు	7-00	7-90
6 నెలలకు	14-00	15-50
సంవత్సరానికి	28-00	31-00

సంపుటి: 26 సంచిక: 37 ★ విజయవాడ 8-2-1961 బుధవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

పొలాలకు 'కృత్రిమ' వర్షం

టోక్యో, ఫిబ్రవరి 7:- చైనాలోని కరువుప్రాంతాలలో పొలాలకు నీరు అవసరం ఉన్నందున ప్రభుత్వం కృత్రిమ వర్షం కురిపించడానికి యత్నం చేసింది. షాంటుంగ్, కియాంగ్సు రాష్ట్రాలలో చైనా విముక్తి సేనకు చెందిన విమానాలు ఆకాశంలోకి ఎగిరి గోధుమ పొలాలపై అరంగుళం వర్షాన్ని కురిపించగలిగాయి.

సర్వమానవ సౌహార్ద్ర వైఖరితో ప్రపంచ సమస్యల పరిష్కారం

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో భారత ప్రధాన మంత్రి పండిట్ నెహ్రూ అభిభాషణ

ప్రపంచదేశాల సమైక్యతకు సంస్థ చేస్తున్న కృషిపట్ల ప్రశంస

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:— ప్రపంచ రాజకీయాలకు అతీతంగా వుండి, సర్వమానవ సౌహార్ద్ర వైఖరితో వ్యవహరించడంవల్లనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గత 13 సంవత్సరాలుగా అనేక ఘనవిజయాలను సాధించగలిగిందని ప్రధాని నెహ్రూ నేడిక్కడ ప్రస్తుతించారు.

ఇక్కడ విజ్ఞానభవనంలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 14 వ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా శ్రీ నెహ్రూ పై విధంగా అన్నారు.

ఆసియాలో ప్రప్రథమంగా జరిగిన ఈ సమావేశానికి వందదేశాలనుంచి ఆరోగ్యమంత్రులు, ఆరోగ్యశాస్త్ర ప్రవీణులు విచ్చేశారు. సమితికి అనుబంధించిన ప్రత్యేక సంఘాలనుంచి, 54 అంతర్జాతీయ అనధికార సంఘాలనుంచి పరిశీలకులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

సర్వమానవ సౌహార్ద్రదృక్పథంతో ఆయా సమస్యలను పరిశీలించడం ఈనాడు ప్రపంచంలో అత్యవసరమనీ, ప్రపంచమంతటా ఆట్టిభావం ప్రవర్తిల్లే వరకు సంఘర్షణలు, సమస్యలు తప్పవనీ శ్రీ నెహ్రూ వక్కాణించారు.

ఆయన ఇంకా ఇలా ప్రసంగించారు: "అన్నవస్త్రాల సమస్యలు, గృహ, ఆరోగ్య, విద్యా సమస్యలు ఈనాడు మానవజాతిని ప్రధానంగా ఎదుర్కొంటున్నవి. ప్రపంచదేశాలన్నీ కలిసి తమ సాధన సంపత్తిని పూర్తిగా వినియోగించి కృషి చేసినట్లయితే ఈ సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. ఒకతరం క్రిందట ప్రపంచం ఈ సమస్యలను పరిష్కరించగల స్థితిలో లేదు. కాని ఈనాడు ప్రపంచం సిద్ధాంతరీత్యా, ఆచరణరీత్యా కూడా ఈ సమస్యలను పరిష్కరించగల స్థితిలో వున్నది. అయితే ఈ శక్తులన్నీ పూర్తిగా వినియోగంకావడానికి వీలులేకుండా అనేకఅవాంతరాలు ఏర్పడుతున్నాయి. కొన్నిసందర్భాలలో మనకృషి నిష్ఫలమై మనం నిరుత్సాహపడడం జరుగుతున్నది. అయితే ప్రపంచ ఆరోగ్యసంఘం కృషికి ఇది అంతగా వర్తించదనే చెప్పాలి. అత్యంతప్రధానమైన సమస్యలను ప్రపంచదేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలన్న సత్యాన్ని ప్రజలు గుర్తించేటట్లు చేయడంలోనూ, సహకారభావాన్ని పెంపొందింపచేయడంలోనూ ఈ సంఘం ఎంతో తోడ్పడుతున్నది.

ప్రపంచసమస్యలను పరిష్కరించడం కష్టమే. కాని విభిన్నదృక్పథాలతో దేశాలు పరస్పరం కీచులాడుకొంటూవుంటే ఆ సమస్యలు మరింత క్లిష్టంగా పరిణమిస్తాయి. శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రముఖబాధ్యతను ప్రపంచ ఆరోగ్యసంస్థ వహిస్తున్నది. కాని అంతకంటె సంఘంలో మానసిక ఆరోగ్యం ప్రవర్తిల్లగలవాతావరణాన్ని సృష్టించడ వున్నది బృహత్తరమైన సమస్య. శారీరక, ఆరోగ్యసమస్యలను ప్రపంచం ఈనాడు సంతృప్తికరంగా పరిష్కరించగలుగుతున్నది. కాని వివిధవర్గాలకు, జాతులకు మానసిక ఆరోగ్యం చేకూర్చడం ఎలాగో ఈనాడు ఆలోచించవలసి వుంది."

"ఈ సమస్యను ఈ సమావేశం ప్రత్యక్షంగా ఎదుర్కోనలేకపోయినప్పటికీ, పరోక్షంగానైనా ప్రపంచప్రజలకు మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చేటందుకు తోడ్పడగలదని నేను ఆశిస్తున్నాను. స్వాతంత్ర్యం సిద్ధించినప్పటినుంచి భారతదేశం అనేకసమస్యలను విజయవంతంగా ఎదుర్కొన్నది. అత్యుత్సాహంతో మేము పురోగమిస్తున్నాము. గతంనుంచి విముక్తి చెంది, భవిష్యత్తులోకి అడుగుపెట్టడానికై ఈనాడు మేము ఉజ్వలమైన పోరాటాన్ని సాగిస్తున్నాము. కాని మనం సాధించిన విజయాలే అనేకనూతనసమస్యలను సృష్టించడం ఆశ్చర్యకరమైన విషయం."

ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హెచ్. బి. టర్బాట్ లిరువురు ఇటీవల స్వాతంత్ర్యంపొందిన ఆఫ్రికా దేశాల ప్రతినిధులకు ప్రత్యేకంగా స్వాగతం చెప్పారు. సహాయం చేయగల స్థితిలో ఉన్న దేశాలన్నీ ఈ ఆఫ్రికాదేశాలకు సాయం చేయాలని శ్రీ నెహ్రూ విజ్ఞప్తిచేశారు.

డాక్టర్ టర్బాట్ ప్రసంగిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధించిన విజయాలు గణనీయమైనట్టివే అయినా నివారించి పార్ద్రోల వీలున్న వ్యాధులవలన ప్రపంచంలో ఏటా లక్షలాది ప్రజలు మరణిస్తూనే ఉన్నారని, అందుచేత ఈ సంఘం కృషి అనంతమైనదని చెప్పారు. ప్రపంచంలోని ప్రజలందరు అత్యుత్తమ ఆరోగ్యాన్ని అనుభవించటానికి ప్రతినిధులందురు చేత

(మిగతా 2 వ కాలంలో)

(3 వ కాలం తరువాయి)

నైన కృషినంతా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆరోగ్య విషయంలో సర్వులకు సమానత్వం సాధించటమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని ప్రపంచంలోని చాల వ్యాధులను పుష్టికరమైన ఆహారం, సరైన ఆరోగ్యవసతులు, అవాయకత్వ నిర్మూలన మొదలైన వాటిద్వారా తొలగించవచ్చుననికూడా ఆయన అన్నారు. ఈసంస్థలోని సభ్యులలో 'కలిగినవారు' 'లేనివారికి' సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

ఆరోగ్య విషయంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రశంసించి డాక్టర్ టర్బాట్ ఇలా అన్నారు: "భారతదేశ సమస్యలను మనం అర్థం చేసికొన్నమనటానికి, వాటిని సాధ్యమైనంత శీఘ్రంగా పరిష్కరించటంలో సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నామనటానికి మనం ఇక్కడ సమావేశం కావటమే నిదర్శనం."

ప్రపంచ ఆరోగ్య సంస్థ మామూలు దైనందిన కృత్యాలలో మాత్రమే కాక కాంగో పరిస్థితి వంటి అత్యవసర సమయంలో కూడ నిర్మాణాత్మకంగా కృషిచేయగలదని 1960 వ సంవత్సరం ధ్రువపరచినదని డాక్టర్ టర్బాట్ అన్నారు.

కేంద్ర ఆరోగ్యమంత్రి శ్రీ డి. పి. కర్మార్కర్ ప్రతినిధులకు స్వాగతం చెపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్మాణానికి కృషిచేసిన దేశాలలో భారతదేశం ఒకటని గుర్తుచేసి మశూచి, మలేరియాలను పార్ద్రోలటానికి ఈ సంస్థనుంచి తనకు అందినసహాయ సహకారాలకు భారతదేశం గర్విస్తున్నదని అన్నారు.

వంశధార ప్రాజెక్టుకు ఫిబ్రవరి 11 న శంకుస్థాపన

(మన విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 7:— వంశధార ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య ఫిబ్రవరి 11 వ తేదీ మధ్యాహ్నం గం. 1-30 లకు శంకుస్థాపన చేస్తారు. పబ్లిక్ వర్క్సు శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు అధ్యక్షత వహిస్తారు.

బొంబాయి, ఫిబ్రవరి 6:— భారత చలనచిత్ర నిర్మాతల సంఘం ప్రతినిధివర్గం శ్రీ బిమల్ రాయ్ నాయకత్వాన నిన్న ఇక్కడ కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్‌ను కలుసుకొని, అసభ్యమైన సినిమా పోస్టర్ల ప్రదర్శనను అరికట్టడానికై ఇకమీదట నిర్మాతలు పోస్టర్ల ప్రాథమిక సెన్సారింగ్ ప్రారంభించగలరని హామీ ఇచ్చారు.



భారత ప్రధాని శ్రీ నెహ్రూ ఈనెల 5 వ తేదీని సికిందరాబాద్‌లో అఖిలభారత షెడ్యూల్డ్‌కులాల, జాతుల శాసనసభ్యుల సభను ప్రారంభించినప్పటి చిత్రం

కసావుబూకు హామర్‌షెల్డ్ అతి తీవ్ర హెచ్చరిక

కాంగోలో చర్యలపట్ల వైఖరి మారకపోతే ఆయనతో సమితి సహకరించజాలదని ప్రకటన

కాంగో సైన్యాలను నిరాయుధం చేయాలనే సమితి యత్నం "యుద్ధప్రకటన" కాగలదని షోంబీ ఆరోపణ

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 7:— కాంగోలో మిత్రరాజ్య సమితి చర్యలపట్ల ప్రెసిడెంట్ జోసెఫ్ కసావుబూ వైఖరిమారకపోతే ఆయనతో సమితి సహకరించజాలకపోవచ్చునని సెక్రటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ ఇవాళ హెచ్చరించారు. ఇంత తీవ్రంగా ఆయన ఇంతకుపూర్వం ఎన్నడూ హెచ్చరించి వుండలేదు.

ఇది ఇలావుండగా, కాంగో సైన్యాలను నిరాయుధం చేయాలని సమితి చేస్తున్న ప్రతిపాదన "యుద్ధ ప్రకటన" కాగలదని కాటంగా ప్రెసిడెంట్ మోయిస్ షోంబీ ప్రకటించారు.

ప్రెసిడెంట్ మోయిస్ షోంబీ సైన్యాలకుగాను సిబ్బందిని సమీకరించుకొనడానికై జోహాన్స్‌బర్గ్ [దక్షిణాఫ్రికా]కు వెళ్ళిన ఏజెంటు, తనకు కావలసినవారు — జెట్ వైమానికులు 11 మంది భూతలసిబ్బందిలో — లభించారని ప్రకటించారు.

తన ప్రత్యేక ప్రతినిధి అయిన శ్రీ రాజేశ్వర్ దయాళ్‌ను కాంగోనుంచి వెనుకకు పిలిపించవలసిందంటూ శ్రీ హామర్‌షెల్డ్‌కు శ్రీ కసావుబూ వ్రాసిన మూడవ లేఖకు సమాధానంగా శ్రీ హామర్‌షెల్డ్ ఈవిధంగా హెచ్చరించారు. శ్రీ దయాళ్ పట్ల అనుసరిస్తున్న వైఖరి కాంగోలో సమితి చర్యలతో సహకరించ గోరుతున్నానంటూ ఇస్తున్న హామీలకు అనుగుణంగా లేదని శ్రీ కసావుబూకు శ్రీ హామర్‌షెల్డ్ తెలియజేశారు.

శ్రీ దయాళ్ అమలు జరుపుతున్నది సమితి ఆదేశాలను మాత్రమేనని శ్రీ హామర్‌షెల్డ్ అన్నారు. తనప్రత్యేక ప్రతినిధి తన విధులను తు. చ తప్పకుండా నిర్వర్తిస్తున్నారని ఆయన మరొకసారి తెలియజేశారు.

శీఘ్రగతిని దిగజారుతున్న పరిస్థితిపట్ల ఇంకా గట్టిగా వ్యవహరించ గలిగేటట్లు, ఇక్కడ సమితి చర్యల విషయంలో విస్తృతాధి కారాలను భద్రతా సంఘం ఇస్తుందని ఇక్కడి సమితి అధికారులు ఆశిస్తున్నారు.

"యుద్ధప్రకటన"

కాంగో సైన్యాలను నిరాయుధం చేయాలంటూ సమితి చేసిన ప్రతిపాదన "యుద్ధప్రకటన" కాగలదని కాటంగా ప్రెసిడెంట్ మోయిస్ షోంబీ ఇవాళ ప్రకటించారు.

కాటంగా తన స్వాతంత్ర్యాన్ని వదులుకోనజాలదనీ, అవసరమైతే "ప్రజలను పూర్తిగా ఆయుధ సన్నద్ధం" చేస్తామనీ ఆయన ప్రకటించారు.

కాంగోనుంచి విడిపోయిన కాటంగా రాష్ట్ర రాజధాని ఎలిజబెత్ విల్లీకి ఇటీవల సరఫరా అయిన ఏడు జెట్ విమానాలకు వైమానికులను, భూతల సిబ్బందినీ సమీకరించడానికిగాను ప్రెసిడెంట్ షోంబీ ఏజెంటు స్టూవర్ట్ ఫిన్లే — బిసెట్ ఇవాళ జోహాన్స్‌బర్గ్‌లో ప్రయత్నాలు జరుపుతున్నాడు. శ్రీ ఫిన్లే — బిసెట్ (58) స్కాటిష్ జాతీయుడు.

జెట్ వైమానికులుగాను, భూతల సిబ్బందిగాను చేరిన వారికి ఒక్కొక్కరికి నెలకు 155 స్టర్లింగు పౌండ్ల జీతం, ఇవిగాక అలవెన్సులు కూడా ఇస్తామని ఆయన ప్రకటించాడు.

"ఏ కరెన్సీలో జీతాలు చెల్లించాలో మీరు ఎంచుకొనవచ్చు"నని తాను ఆమోదించిన వైమానికులకు ఆయన తెలియజేశారు.

"డబ్బు బంగారం రూపంలో, 1 కోటి 70 లక్షల స్టర్లింగు పౌండ్లు స్విస్ బ్యాంకులలో వున్న"దని కూడా ఆయన అన్నారు.

చేనేత పరిశ్రమకు వ్యవసాయంతో సమాన ప్రతిపత్తి

విజయవాడ చేనేత సప్తాహంలో పబ్లిక్‌వర్క్సుమంత్రి శ్రీ అల్లూరి అభిభాషణ

విజయవాడ, ఫిబ్రవరి 7:— భారతదేశంలో కోట్లాదిప్రజల జీవనోపాధిగా వుండి, వ్యవసాయంతో దాదాపు సరిసమానంగా వున్న చేనేత పరిశ్రమకుగల కష్టాలను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించగలదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్సు శాఖామాత్యులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు నేటి సాయంత్రం చేనేత వారోత్సవాలలో ప్రసంగిస్తూ అన్నారు.

శ్రీ ప్రగడ కోటయ్య ఈ సభకు అధ్యక్షత వహించారు. శ్రీ కాసిన బసవరాజు స్వాగతం చెప్పారు.

బాలికల వందేమాతర గీతంతో సభ ప్రారంభమయింది. శ్రీ పి. వి. ఎస్. రాజేశ్వరశర్మ, శంకరగేయం, చేనేత పారిశ్రామికునిపైనా, సహకారం పైనా పాటలు పాడారు.

ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల జాయింటు రిజిస్ట్రారు శ్రీ జి. చంద్రశేఖరం మాట్లాడుతూ, ప్రభుత్వం చేనేతపరిశ్రమకు ఏమీ చెయ్యలేదనటం సబబుకాదనీ, యింకా చెయ్యాలనడం సమంజసంగా ఉందనీ అన్నారు. అఖిలభారతంగా ఉన్న 30 లక్షల మగ్గాలకు పనికల్పించి కోట్లాది పారిశ్రామికులకు ప్రభుత్వం వివిధరీతుల సహాయపడుతున్నదన్నారు. మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు ప్రసంగిస్తూ, "చేనేత పరిశ్రమలో మనం సాధించిన అభివృద్ధి ఇక్కడ ఏర్పాటు చెయ్యబడిన చేనేతవస్త్రపరిశ్రమ చెపుతుంది. శ్రీ ప్రగడ కోటయ్య, శ్రీ దామెర్ల రమాకాంతరావు, శ్రీ ఆక్కెం కోటయ్య, శ్రీ ఇనుమర్తి వీరభద్రరావు, శ్రీ కాశిన బసవరాజు గార్లవంటి నాయకులు కార్యకర్తలు చేనేత పరిశ్రమకు ఆంధ్రదేశములో చేస్తున్న సేవ ప్రశంసనీయం. చేనేత వృత్తికి ఆహారం పండించే వ్యవసాయదారునికి వున్నంత ప్రాధాన్యత ఉంది. ఆహారం తరువాత మానవుడు మానవుడుగా బ్రతకడానికి కావలసింది బట్ట. నేను ఇందులకు వ్యతిరేకిని కాను. పారిశ్రామికాభివృద్ధి కావాలనే వాన్నే, కాని మన దేశంలో కోట్లాది జీవనోపాధి అయిన చేనేత పరిశ్రమకు పోషణ లభించాలి. ఈ పరిశ్రమకు గల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, తగిన సహాయాన్ని పొందుతున్న మీ కార్యకర్తలకు నా శుభాకాంక్షలు. చేనేత సంఘాన్ని సంఘటిత పరుచుకోవాలి. మీ కోర్కెలలోగల న్యాయం ప్రభుత్వానికి తెలియచెప్పండి. చేనేత పరిశ్రమకు ప్రభుత్వ ఆదరణ వుండి, అందులో సందేహం లేదు" అన్నారు.

తరువాత కుమారి నర్రా కనకదుర్గ భరతనాట్య ప్రదర్శన జరిగింది.

శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని రష్యా ఉపగ్రహం

24 గంటలుగా సంకేత ధ్వనులు ఎంత ప్రయత్నించినా వినపడని వైనం

మాస్కో, ఫిబ్రవరి 7— రెండురోజుల క్రిందట ప్రయోగించిన ఆరున్నర టన్నుల ఉపగ్రహం గురించి గత 24 గంటలలోను మాస్కోనుండి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం వివిధదేశాలలోని శాస్త్రజ్ఞులకు ఆశ్చర్యం గలిగించింది.

ఉపగ్రహం యథారీతిగా భూప్రదక్షిణం చేస్తున్నదని త్వరలోనే ఒక కొత్త ప్రకటన వెలువడగలదని మాస్కోలోని గ్రహవేధశాల ఉద్యోగి నిన్న ప్రకటించారు.

రష్యన్ ఉపగ్రహంనుండి సంకేతధ్వనులు వినిపించలేదని వివిధ దేశాలలోని ఉపగ్రహపరిశీలన కేంద్రాలలోని శాస్త్రజ్ఞులు ప్రకటిస్తున్నారు. ఒక్క పశ్చిమ జర్మనీలోని బూచమ్ పరిశోధన కేంద్రంలోని శాస్త్రజ్ఞులుమాత్రం సంకేతధ్వనులను రికార్డు చేయగలిగారు.

లావోస్, ఇండో చైనా దేశాలలో రాత్రిపూట ఈ ఉపగ్రహాన్ని స్పష్టంగా అందరూ చూడగలిగారు. సాయంత్రం నైఋతిదిశనుండి ఈశాన్యదిశపైపు ఈ ఉపగ్రహం ప్రయాణం చేయడం ప్రజలందరూ తిలకించారు.

ఉపగ్రహాల పరిభ్రమణ మార్గం గురించి ముందుగానే ప్రకటించడం పరిపాటి. కాని ఈసారి రష్యన్ శాస్త్రజ్ఞులు యిలాంటి వివరాలేమీ ప్రకటించలేదు.

ఇంతకుముందు ప్రయోగించిన ఉపగ్రహాలలోలేని అనేక యంత్రపరికరాలు ఈ ఉపగ్రహంలోఉంచి ప్రయోగించడం జరిగిందని జార్జిపోక్రోవిస్కీ అనే రష్యన్ శాస్త్రజ్ఞుడు ప్రకటించారు.

కొత్త ఉపగ్రహంపై విదేశాలలోని వ్యాఖ్యలను మాత్రమే మాస్కో రేడియో నిన్న ప్రసారం చేసింది. అంతకుమించి మరేవివరాలను ప్రకటించలేదు.

ఎ. యఫ్. పి. విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఉపగ్రహం భూప్రదక్షిణం మామూలుగా చేస్తున్నదని, త్వరలోనే ఒక కొత్త ప్రకటన వెలువడగలదని గ్రహవేధశాల ఉద్యోగి పేర్కొన్నారు.

ప్రపంచమంతటిలోను పెద్ద రేడియో టెలిస్కోపు అయిన జోడ్రెల్ బ్యాంకులోని శాస్త్రజ్ఞులు తమ కెలాంటి సంకేతధ్వనులు వినిపించడం లేదన్నారు.

కొత్త ఉపగ్రహానికి 'టిటాన్' అని రష్యన్ శాస్త్రజ్ఞులు నామకరణం చేశారు. రష్యన్ భాషలో 'టిటాన్'ను 'ఐసడిన్' అని పిలుస్తారు. ఇదివరకు ప్రయోగించిన ఉపగ్రహాలు అన్నింటిలోను ఇది పెద్దదయినందున 'టిటాన్' అని పేరుపెట్టారు.

ప్రధాని నెహ్రూతో ఫతేసింగ్ సమావేశం

వ్రాతమూలకంగా పత్రాన్ని సమర్పించరట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:— 'ఆకాలీదళ్ నాయకుడు శ్రీ ఫతేసింగు, ఈనెల 7 వ తేదీ ఉదయం తొమ్మిదున్నర గంటలకు ప్రధాని నెహ్రూను కలుసుకొంటారు. ఇదివరకు అనుకొన్నట్లుగా, ఆయన ప్రధాని నెహ్రూకు వ్రాతమూలకంగా ఏ పత్రాన్ని సమర్పించరు.

శ్రీ ఫతేసింగు, ప్రధాని నెహ్రూకు పంజాబ్ సుబా నిర్మాణావశ్యకతను గురించి క్లుప్తంగా వివరిస్తారు.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

అంగోలాలో 27 గురు మృతి

అంగోలా, ఫిబ్రవరి 7:— లువాండాలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక అల్లరులలో మొత్తం 27 గురు ఆఫ్రికన్లు చనిపోయినారని జోహాన్స్‌బర్గ్ పత్రిక వార్త ప్రచురించినది. అంగులానుంచి ఇతరదేశాలకు కేబుల్సు టెలిగ్రాములు అన్ని సెన్సార్ చేయబడుతున్నాయి.

మద్రాసు, ఫిబ్రవరి 7:— మద్రాస్ రాష్ట్రంలో బియ్యం పుష్కలంగా దొరుకుతున్నవి కనుక, యిక ఇప్పుడు యిది వరలో నెలకొల్పిన చౌకధరల దుకాణాలు అనవసరమని మద్రాస్ ప్రభుత్వం వాటిని మూసివేయడానికి నిర్ణయించుకొన్నది. ఈ సూత్రం పెరంబుకులం ప్రాజెక్టు తిరుత్తని తాలూకా ప్రాంతాలకు వర్తించదు. బియ్యంధరలు తగ్గినవని అధికారులు ప్రకటించారు.

మంచిరకం ఉలవ, కంది విత్తనాలు

ఏటా 412 టన్నులు పంచిపెట్టడానికి రాష్ట్ర వ్యవసాయశాఖ ఏర్పాట్లు

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 7:— మంచిరకం ఉలవలు, కందులు విత్తనాలకోసం ప్రతిసంవత్సరం 412 టన్నులు రైతులకు పంచిపెట్టటానికి రాష్ట్రప్రభుత్వ వ్యవసాయశాఖ ఏర్పాట్లుచేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆహారపదార్థాలలో కాయధాన్యాలకు చాల ప్రాముఖ్యమున్నది. రాష్ట్ర ప్రజల అవసరాలకు ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న దానాపుమూడులక్షలటన్నులకాయధాన్యాలుచాలవు. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు ఏటా పంచిపెట్ట దలచిన ఈ విత్తనాలు రైతులలో చాల ప్రచారంలో ఉన్నవే అని వ్యవసాయశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.



హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టేడియంవద్ద తాతా పరిశోధనాలయం బెలూన్ ప్రయోగించడాన్ని ప్రధాని శ్రీ నెహ్రూ చూస్తున్న దృశ్యం

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
ఉగాది నవలల పోటీ

మొదటి బహుమతి రూ 500/- | రెండవ బహుమతి రూ 300/- | మూడవ బహుమతి రూ 200/-

నవలలు సావుటావు సైజున 400 పుటలకు మించి వుండరాదు. చరిత్రాత్మక, సాంఘిక, పౌరాణికములకు చెందిన ఏ ఇతివృత్తమైనా ఎన్నుకొనవచ్చును.
రచనలు మాకు ఫిబ్రవరి 28 వ తేదీనాటికి అందవలెను.
అనువాదములు స్వీకరింపబడవు. బహుమతులందిన నవలలు ఉగాదినుండి వరుసగా వారపత్రికలో ప్రచురింపబడును.

— ఎడిటర్

స్థాపితం 1920
రెడ్డి అండ్ కో. (రిజిష్టర్డు)
గోపాలపురం, తూ.గో. జిల్లా
కుష్ఠు బొల్లి మేహపాడ
వగైరా చర్మ సుఖ వ్యాధులకు ప్రత్యేక చికిత్స. శాస్త్రీయ...
ఆయుర్వేద ఔషధములు లభించును
→ కేటలాగు సలహా ఉచితము.

బ్రాంచిలు: నెల్లూరు — కావలి;
సికింద్రాబాద్—3560 కింగ్సువే.

సవరణ

4—2—61 తేదీ ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన మా ప్రకటన సందర్భములో విజయవాడలో మా ఫ్రిజిడేర్ సర్వీస్‌మన్ మిస్టర్ ఆర్. రీడ్ మా సర్వీసు 20—12—60 నుంచి కాక 22—12—60 నుంచి వదిలివేశారని యావన్మంది తెలుసుకొనవలెను. రిచర్డ్సన్ అండ్ క్రుడ్డాస్ లిమిటెడ్, ఫస్ట్‌లైన్‌బీచి, పో. బా. నం. 1276, మదరాసు—1.

టెండరు నోటీసు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్సుపోర్టు కార్పొరేషను

దిగువవాటికి సీల్డు టెండర్లు కోరబడుతున్నవి.

1. హైదరాబాద్ సిటీలో ప్లెర్ల రీడింగు, రీక్యాపింగు.
2. లాలిప్లి సర్విగుడ్డ గాని దానికి సమానమైనదిగాని సప్లయి.
3. బస్సు టిక్కెట్ల ముద్రణ.

పైవాటికి షెడ్యూల్సు టెండరు ఫారములు ఒక్కొక్క ఆయిటముకు రు 5— చెల్లించి మా పర్చేజి ఆఫీసరు (జనరల్) నుండి పొందవచ్చును. ఖాళీ టెండరుఫారములు 16—2—61 మ 1 గం. వరకు జారీ చేయబడును. పూర్తిచేసిన టెండర్లు 2—3—61 మ 1 గం వరకు తీసుకొనబడి అదేరోజున మ. 3 గం.కు తెరువబడును.

గురుప్రసాద్, చీఫ్ ఎగ్జిక్యూటివు ఆఫీసరు, ముషీరాబాద్, హైదరాబాద్.

కావలెను

ఒక్కొక్క తాలూకాకు సెల్సుడిపో మేనేజర్లు (ఎస్.ఎస్.ఎల్.సి.) కావలెను. జీతం స్కేలు రు 100—5—150 (అమ్మకమును బట్టి) స్వంత అడ్రెసు వ్రాసిన పోస్టల్ కవరు పంపుతూ దరఖాస్తులు పెట్టండి. మెర్క్యురీ వ్యాచ్‌వర్క్సు, ట్యుటికోరన్—2.

కావలెను

విజయవాడ మునిసిపాలిటీ

ఈ మునిసిపాలిటీలో దిగువ ఉద్యోగమునకు నిర్ణీతఫారములో తగిన అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. దరఖాస్తు ఫారములు విజయవాడ మునిసిపల్ యింజనీరు నుండి పొందవచ్చును. దరఖాస్తులు దిగువ సంతకందారుకు 25—2—61 లోగా చేరవలెను.

ఎలెక్ట్రీషియన్ 2వ గ్రేడు:
అర్హతలు: స్టాచుటరీ రూల్సు ప్రకారం, జీతం స్కేలు రు 50—2—64—3—85.
(సం) అజిత్‌సింగు,
కమీషనర్ అండ్ స్పెషల్ ఆఫీసరు.

టెండర్లు

రాజోలు పంచాయతీ

తూర్పుగోదావరిజిల్లా రాజోలు పంచాయితీకి చెందిన యీదిగువ నుదహరించిన పంచాయితీ ఆఫీసు భవనములో తి. 22—2—61 వ తేది బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగముగా వేలము వేయబడును. మరియు అదే తారీఖున మధ్యాహ్నం 4 గంటలవర్కు దిగువ చూపిన సామాన్ల సప్లయికి టెండర్లు అందు కొనబడును. పాటపరులు, వేలముపాటపరులు ఆఫీసు పనివేయు కాలమందు పొందవచ్చును.

వేలంపాటలు : వివరము :

1. 1961—62 సం.రంలో గంగడుపాలెం రాజోలు ఫెర్రీలో ఫీజువసూలుచేసుకొను హక్కు.
   కట్టవలసిన ధరావత్తు 100.
2. 1961—62 సం.రంలో వారపుసంతలో ఫీజు వసూలుచేసుకొను హక్కు.
   కట్టవలసిన ధరావత్తు 50.
3. 1961—62 సం.రంలో రోజువారీ మార్కెట్టులో ఫీజు వసూలు చేసుకొను హక్కు.
   కట్టవలసిన ధరావత్తు 50.
4. 1961—62 సం.రంలో కార్ట్సుస్టాండులో ఫీజు వసూలు చేసుకొను హక్కు.
   కట్టవలసిన ధరావత్తు 50.
5. 1961—62 పుల్లల మార్కెట్టులో ఫీజు వసూలు చేసుకొను హక్కు.
   కట్టవలసిన ధరావత్తు 25.
6. 1961—62 సం.రంలో జంతువధశాలలో ఫీజులు వసూలు చేసుకొను హక్కు.
   కట్టవలసిన ధరావత్తు 25.

టెండర్లు:

1. 1961—62 సం.రంనకు పంచాయితీకి కావలసిన స్టేషనరీ సామాన్లు.
   కట్టవలసిన ధరావత్తు 50.
2. 1961—62 సం.రంనకు కిర్సనాయిలు లైటింగుకు కావలసిన కిర్సనాయిలు, అగ్గిపెట్టెలు.
   కట్టవలసిన ధరావత్తు 25.
3. 1961—62 సం.రంనకు కావలసిన సాధారణ లైటింగు సామాన్లు.
   కట్టవలసిన ధరావత్తు 25.
4. 1961—62 సం.రంనకు కావలసిన మలేరియా బి ఆయిలు.
   కట్టవలసిన ధరావత్తు 25.
5. 1961—62 సం.రంనకు వైట్‌సాయిల్ కర్బిన్ మరియు పర్మేజీబండ్లకు కావలసిన ఎద్దులను సప్లయిచేయుటకు.
   కట్టవలసిన ధరావత్తు 40.

(సం.) సయ్యెద్ రహీం మొహిద్దీన్,
కార్యనిర్వాహక అధికారి.

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళ సప్తమి
1961 ఫిబ్రవరి 8, బుధవారం
నక్షత్రం వ.10—36వరకు స్వాతి ప. 10—51
వర్జ్యం సా. 4—20 నుండి 5—58 వరకు

ఆంధ్రప్రభ

1961 ఫిబ్రవరి 8, బుధవారం

పరిష్కార మార్గం

విషమించిన కాంగో సమస్యను భద్రతాసంఘం గత వారం చర్చించబూని, శీఘ్రనిర్ణయం చెయ్యలేక వాయిదావేసి, తిరిగి యీ వారం చర్చకు ఉపక్రమించింది. ఈసారైనా తగిన నిర్ణయం చెయ్యగలుగుతుందా? ఈ సమస్యపట్ల అమెరికా అవలంబించవలసిన వైఖరిని గురించి ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రభుత్వం కొంత తర్జన భర్జన పడింది. సమితి కార్యదర్శి హామర్షెల్డ్‌తోనూ, వివిధదేశాల ప్రతినిధులతోనూ మంతనాలు జరిగాయి. వీటి ఫలితంగా ఇప్పటి కేదో ఒక నిశ్చయానికి వచ్చి ఉండవచ్చు.

కాంగో సమస్యా పరిష్కారానికి అమెరికా ప్రభుత్వ పథకమంటూ ఏదీ లేదని డీన్‌రస్క్, స్టీవెన్సన్ ప్రభృతులు చెపుతున్నారు. అది కొంత శుభసూచకమే. ఏదో ఒక పద్ధతికి ముందే ముడివేసుకొని చర్చలకు దిగేకంటె, విశాలహృదయంతో పరిస్థితులనుబట్టి సమస్యా పరిష్కారం ఆలోచించడం అన్నివిధాలా శ్రేయస్కరం.

కాంగోలో శాంతిపరిస్థితులు నెలకొల్పి, విచ్ఛిన్నమైపోకుండా దానిని కాపాడాలనే కోరిక ప్రెసిడెంట్ కెన్నెడీకి ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ కోరిక ఫలించాలంటే, ఇండియా ప్రభుత్వం సూచిస్తున్నట్టు, కాంగోలో సమితి సైన్యాలను దక్క ఇతరసైన్యాలన్నిటినీ విరాయుధ మొనర్చి, లుముంబాతోసహా రాజకీయ ఖైదీలనెల్ల విడుదలచేసి, కాంగో పార్లమెంటుసమావేశం చేయించడానికి సమితి ప్రధానకార్యదర్శికి తగిన విస్తృతాధికారా లివ్వడమే ముఖ్యకర్తవ్యం.

పైన చెప్పినట్లు కాంగో సైన్యాలన్నిటినీ విరాయుధం చెయ్యకపోతే ఘోరమైన అంతర్యుద్ధం తప్పదని హామర్షెల్డ్ స్పష్టంగా హెచ్చరిక చెయ్యనే చేశాడు. ప్రెసిడెంట్ కెన్నెడీ కూడా ఈ ఆవశ్యకతను గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈ విషయమై భేదాభిప్రాయాలు లేకపోతే సమస్య దాదాపు సగం పరిష్కారమైనట్టే.

ఇతరసేనలు నిరాయుధం చెయ్యడం అవసరమే కాని, మా సేనలు విరాయుధం చెయ్యడం సహించమని మొబుటూ సేనాని బూకరిస్తున్నాడు. తన సేనలను నిరాయుధం చేయబూనే యెడల, తాను ఇంకెవరెవరి సహాయమో సంపాదించి ప్రతిఘటించి తీరుతాడట. వీనికి అలా సహాయపడగలవారు బెల్జియంతప్ప ఇంకెవ్వరూ లేరు.

ఈయన ఆటలూ, బెల్జియం ఆటలూ కట్టించాలంటే, అమెరికాయే గట్టిగా పూనుకోవాలి. కాంగోలోని అన్ని సేనలతో పాటు మొబుటూ సేనలనుకూడా నిరాయుధం చేసే పథకానికి అమెరికా భద్రతాసంఘంలో ఆమోదం చూపిననాడు, ఇతని సేనలకు మద్దతునిచ్చే దమ్ములు బెల్జియాని కుండవు. మార్గంలో ఒక పెద్ద అవరోధం తీరినట్లయి పోతుంది. నేటి భద్రతాసంఘ చర్చ లట్టి నిర్ణయానికి దారి తీయగలదని ఆశిస్తున్నాము.

సైన్యాలను నిరాయుధం చేసిన తర్వాత జరగవలసిన పని రాజకీయఖైదీలను విడుదలచేసి పార్లమెంటు సమావేశం జరిపించడం. లుముంబా సోవియెటు పక్షపాతి అనే అనుమానం అమెరికాకు లోగడ ఉన్నది. దానిమూలంగానే ఈ సమస్యను బుద్ధిపూర్వకంగా ఇన్ని చిక్కుల పాలు చేసింది. కాని, ఎవ రెంత కాదన్నా, లుముంబా కాంగోలో కొంత విశేషప్రాబల్యంగల నాయకు డని ఒప్పుకోకతీరదు. కాంగోలో బెల్జియం జోక్యం లేకుండాచేసి, సమితి కార్యక్రమంపట్ల విశ్వాసం పూరించ గలిగిననాడు, లుముంబా ప్రత్యేకించి రష్యాసహాయ మర్థించే పని ఉండదు. ఇది గుర్తించ గలిగేపక్షంలో, ఎట్టి అనుమానాలూ సమస్యాపరిష్కారానికి అవరోధంకావలసిన పని లేదు.

సైన్యాలను నిరాయుధ మొనర్చి, బెల్జియంజోక్యాన్ని నిష్కర్షగా మాన్పించి, కాంగో నాయకులను సమావేశపరచి ఒడంబడికకు రమ్మనే పక్షంలో, ఒడంబడిక అవలీలగానే కుదురుతుంది. కాంగో అన్నివిధాలా అభివృద్ధి చెందడానికి సమితి అండదండలు పుష్కలంగా ఉండనే ఉంటాయి. ఇక చిక్కులు రావలసిన పని యేమున్నది? ప్రెసిడెంటు కెన్నెడీ ప్రభుత్వ విధానం త్వరలో ఈ శుభపరిణామానికి దోహదం చెయ్యడమే ఇపుడు అత్యవసరంగా జరగవలసిఉన్నది.

శ్రీశైల దేవాలయం

శ్రీశైల దేవాలయ పునరుద్ధరణకై 12 లక్షల రూపాయల నిధి సేకరణకు మన రాష్ట్రప్రభుత్వ మొక ప్రత్యేక కమిటీని నియమించదలచడం ముదావహం. శ్రీశైలానికి రోడ్లు వెయ్యడం, సత్రాలు, వసతి గృహాల నిర్మాణం మొదలైన పనులు ప్రభుత్వప్రోత్సాహంతో ఇది వరకే కొన్ని జరిగాయి. గోపుర ప్రాకారాలు, కళ్యాణమండపం వగైరాలుకూడా కట్టిస్తే ఈ మహాక్షేత్రంపట్ల ఆంధ్రప్రజ తన కనీసవిధిని తాను నిర్వర్తించిన దౌతుంది.

శ్రీశైలం పురాణకాలం నుంచీ ప్రసిద్ధికెక్కిన దేవాలయం. 'శ్రీశైలశిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే' అన్నారు పెద్దలు. తిరుపతి వలెనే అఖిలభారత ప్రఖ్యాతిగన్న దివ్యక్షేత్ర మిది. దుర్గమారణ్యమధ్యంలో ఉండడం చేత ఇంతకాలం ఇచటికి యాత్ర చెయ్యడం చాల కష్టసాధ్యంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు బస్సులు పోయే రోడ్డు పడడం చేత ఈ ప్రతిబంధకం తీరింది. యాత్రికులు తండోపతండాలుగా వచ్చి దైవదర్శనం చేసుకోగలరు.

ఏ దేవాలయ పునరుద్ధరణమైనా మన ఆత్మోన్నతికై మనం చేసుకునేదే. భగవంతు డనేక రూపాలతో భక్తుల నన్నుగ్రహిస్తూ ఉంటాడనేది మన పూర్వులు ఘంటాపథంగా చాటిన మహాసత్యం. 'సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూప కల్పనా.' శివకేశవుల మూర్తి విభేదకల్పన నన్నుగ్రహించిన ఋషులు వారి అభేదాన్నికూడా ముక్తకంఠంతో చాటారు. అభేదం హృద్గతమైనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క మూర్తియందు ఇష్టం. ఈ 'ఇష్టం' నుండియే ఎన్నెన్నో పరమాద్భుతమైన భక్తి గాథలు వెలసి ఈ నాటికీ జనానీకంలో భక్తిప్రబోధం చేస్తున్నాయి.

హృదయ మాలిన్యాలను శోధించేసి మానవులకు సంస్కారం అలవరుస్తుంది భక్తి. దానికి దోహదం చెయ్యడానికై వెలసినవి దేవాలయాలు. ఇటీవల ఇవి జీర్ణమవుతూ వుండగా, వీటిని పునరుద్ధరించే శుభసంకల్పం ఆంధ్ర ప్రభుత్వానికి కలగడం మిక్కిలి ప్రశంసనీయం. మొత్తం భారత దేశంలోకే అత్యంతవిశిష్టంగా చెప్పుకోదగిన యీ కృషిని ఇటీవల దేవాలయ కమిషన్ అధ్యక్షులు డాక్టరు సి. పి. రామస్వామి అయ్యరుసైతం మిక్కిలిగా కొనియాడారు. శుభావహమైన ఆంధ్రప్రభుత్వసంకల్పం సర్వతోముఖంగా వర్ధిల్లాలనీ, శ్రీశైలదేవాలయంకూడా త్వరలో మహద్విభూతితో విరాజిల్లి లోక కళ్యాణసంధాయకం కావాలనీ ఆశిస్తున్నాము.

పారిశ్రామిక పురోభివృద్ధి

విద్యామంత్రి శ్రీ పట్టాభి రామారావు వివరణ

(మన విలేఖరి)

వరంగల్, ఫిబ్రవరి 7:— పెట్టుబడి, యంత్రాలు, మానవశక్తి మీద దేశ పారిశ్రామిక పురోభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి శ్రీ ఎస్.బి.పి. పట్టాభిరామారావు మొన్నరాత్రి ఇక్కడ హన్మకొండలో రీజినల్ ఇంజినీరింగు కాలేజీ వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తూ ఉద్ఘాటించారు.

విదేశాలనుండి యంత్రాలు రప్పించుకోడానికి ఇబ్బంది ఏమీలేదనీ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక నిపుణులను విరివిగా తయారుచేస్తున్నదనీ పేర్కొన్నారు. యువక ఇంజనీర్లు కేవలం ప్రభుత్వోద్యోగాలకే ఎగబడకుండా, పరిశ్రమల స్థాపనకు కూడా ప్రయత్నించా లన్నారు.

వరంగల్ ఇంజినీరింగు కాలేజీలో ప్రవేశాలను గురించి ప్రస్తావిస్తూ ఈ విషయంలో మూడు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలరులూ ఒక ఒప్పందానికి రావాలనీ, అది సాధ్యంకానప్పుడు ప్రభుత్వం విద్యార్థులను నిర్ణయించవలసిన ఆగత్యం ఏర్పడగలదనీ వివరించారు.

ప్రిన్సిపాల్ శ్రీ గోవిందకృష్ణయ్య అధ్యక్షత వహించారు. శ్రీమతి గోవిందకృష్ణయ్య బహుమతులను పంచిపెట్టారు.

ఒలింపిక్ పతాకోత్సవాలు

భారత ప్రజలకు శ్రీ నెహ్రూ సందేశం

విజయవాడ, ఫిబ్రవరి 7:— ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం ప్రకారం భారతదేశం అంతటా రేపు 8 వ తేది నుంచి ఫిబ్రవరి 15 వ తేదీవరకు వారంరోజుల పాటు ఒలింపిక్ పతాకోత్సవం జరుగనున్నది.

ఇటీవల రోమ్‌లో జరిగిన ఒలింపిక్ పోటీలకు భారత ఆటగాళ్లను పంపడంవల్ల అయిన ఖర్చును ప్రజలనుంచి విరాళాలద్వారా సేకరించే ప్రధాన లక్ష్యంతో ఈ ఉత్సవం తలపెట్టబడినది.

ఈ ఉత్సవ సందర్భంలో భారత ప్రధాని శ్రీ నెహ్రూ ఒక సందేశం పంపుతూ ప్రజలు విరివిగా విరాళాలుఇచ్చి ఉత్సవాన్ని విజయవంతం చెయ్యవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

ఖాట్మండూ, ఫిబ్రవరి 6:— నేపాల్‌రాజా మహేంద్ర 17 మంది సభ్యులతో కూడిన జాతీయ ప్రణాళికా మండలిని నేడు ఏర్పాటుచేసారు. ఈ ప్రణాళికా మండలికి ఆయనే అధ్యక్షుడుగా ఉంటారు. ఆర్థిక, ప్లానింగ్‌శాఖల మంత్రి శ్రీ హృషికేశ్‌షా ఈ ప్రణాళికా మండలికి ఉపాధ్యక్షులుగా నియమించబడ్డారు.

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు-5

స్వరాజ్య యుగం

రచన: శ్రీ కొడాలి ఆంజనేయులు

అసహాయోద్యమ కార్యక్రమమును గూర్చి క్రిందటి వ్యాసంలో సంగ్రహంగా వ్రాశాను. ఈమహాత్కార్యమును దేశములో సామాన్యజనంలో వ్యాపింపచేపేటందుకు, కాంగ్రెసు యావద్భారత దేశాన్ని 21 భాషారాష్ట్రములుగా చేసింది. 1921 మార్చి 31 వ తేదీని బెజవాడలో అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం జరిగింది. ఆనాడు బెజవాడ ఒక మహాపుణ్యక్షేత్రంగా మారిపోయింది. గాంధిజీ మొదలుకొని యావద్భారత దేశంలోని అందరు ప్రముఖ కాంగ్రెసు నాయకులు విజయవాడ వచ్చారు. రైళ్లు క్రిక్కిరిసిపోయినవి. ''మహాత్మా గాంధికి జై'' అనే నినాదాలతో దిక్కులు మార్మోగినవి. అగస్త్యుడు ఏవైపుకు వస్తే ఆవైపుకు భూమి ఒరుగుతూండేదని మనం మన గ్రంథాలలో చదువుతూంటాం. చాలామంది కది అర్థం కాకపోవచ్చును. మహాత్ములు ఎక్కడికి వస్తే అక్కడికి ప్రజాసమూహం యావత్తూ మూగినప్పుడు ఆవైపుకు భూమండలం ఒరిగిందా అనిపించడం సహజం. నిజంగా మహాత్మా గాంధి వచ్చిన చోటులలో అలాగే జరుగుతూండేది. బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశంలో దేశమంతటా ఒక కోటిమంది కాంగ్రెసు సభ్యులను చేర్పించవలెననీ, ఒక కోటిరూపాయిలు వసూలు చేయవలయుననీ, 20 లక్షల రాటాలు పెట్టించవలయుననీ తీర్మానింపబడినది. అయితే రాటాలకు, సొమ్ముకు సంబంధించినవరకు నిర్ణీతసంఖ్య పూర్తి అయిందికాని సభ్యుల సంఖ్యమాత్రం పూర్తి కాలేదు. అందువలన ప్రజలలో తగినంత ధైర్యోత్సాహములు కలుగలేదని కాంగ్రెసునాయకులు భావించారు. కాని ఈ సందర్భంలో గాంధీజీని గూర్చి, ఆయన ఉద్యమాన్నిగూర్చి ప్రభుత్వం వారేమనుకొంటూండిరో తెలుసుకోవడం అవసరం. గాంధీ 1921 మార్చి 10 వ తేదీని, అసహాయోద్యమమునుగూర్చి ప్రకటించిన తరువాత ''ఇండియా 1920''లో ప్రభుత్వంవారిచే ఇలా ఉదాహరింపబడింది: ''గాంధీ ఆత్మబలమును గూర్చి చెప్పేమాటలు ఆయునవలె మత విశ్వాసము కలవారికీ, ఆత్మనిగ్రహ స్వార్థత్యాగములందునమ్మకం కలవారికీ బాగా నచ్చినవి. జాతీయగౌరవమునకు భంగం కలిగిందని దుఃఖాక్రాంతులయిన భారతీయులముందు ఆయన కైలాసశిఖరమువలె నిలబడ్డాడు. ఆయన ఆదేశములు దైవాజ్ఞలవలె ఆచరింపబడుతూండేవి''—ఇవి ప్రభుత్వంవారి మాటలు.

అసహాయోద్యమతీర్మానానుసారం దేశంలో అనేకమంది లాయర్లు కోర్టులను బహిష్కరించి, తమ వృత్తిని మానివేశారు. విద్యార్థు లనేకులు ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను వదలివేసి అసహాయోద్యమములో పాల్గొనిరి. కొందరు గుజరాతు విద్యాపీఠము, ఆంధ్ర జాతీయ కళాశాల, శాంతినికేతనము మొదలగు జాతీయవిద్యాసంస్థలలో చేరినారు. ఆంధ్రదేశములో అనేకమంది గ్రామోద్యోగస్థులు తమపదవులకు రాజీనామాలు చేశారు. దేశంలో తదితరప్రభుత్వోద్యోగులుకూడా కొంతమంది తమఉద్యోగములను మానివేశారు. ప్రభుత్వ నిర్బంధ విధానముకూడా తీవ్రంగా సాగింది. నాయకులపైన వివిధరకము లైన నిషేధపుటుత్తరువులు జారీచేయబడినవి. చిత్తరంజన్‌దాసును పైమెన్‌సింగ్‌కు పోకూడదనీ, మౌలానా మజ్రుల్‌హక్కు, రాజేంద్రబాబులను ఆరాకు వెళ్లకూడదనీ, యాకూబు హుస్సేనును కలకత్తాలో ప్రవేశించరాదనీ, లజపతిరాయిని పెషావరు వెళ్లకూడదనీ నిషేధపు టుత్తరువులు పంపబడినవి.

1921 జులైలోనే శాసనోల్లంఘనమును ప్రారంభింపవలసింటని కొన్నిప్రాంతములనుండి వత్తిడి వచ్చింది. కాని గాంధీజీ అందు కింకా సమయం రాలే దన్నారు. ఆ నవంబరు మాసంలో వేల్సు యువరాజు మనదేశం వస్తారని ప్రకటింపబడింది. ఆయనను, ఆయన రాకసందర్భంలో జరిగే ఉత్సవాలను బహిష్కరించవలసిందని కాంగ్రెసు తీర్మానించింది. వేల్సు యువరాజు 1921 నవంబరు 17 వ తేదీని భారతదేశమునకు వచ్చినసందర్భంలో కాంగ్రెసువాలంటీర్లు ఖిలాఫతు వలంటీర్లందరు నేకమై దేశములో హరతాళము లను విదేశవస్త్ర దహనములను ప్రోత్సహింప ప్రారంభించారు. అప్పుడు పెలకొంది అరెస్టులు జరిగినవి. బొంబాయిలో అల్లరులు జరిగినవి. యువరాజు డిసెంబరు 25 న కలకత్తాకు రావలసియుండెను. క్రిమినల్ లా సవరణ చట్టముక్రింద స్వచ్ఛంద సైనికదళములు అక్రమసంఘములుగా ప్రకటింపబడినవి. చిత్తరంజనదాసు దంపతులు, వారికుమారుడు నిర్బంధింపబడినారు. అహమ్మదాబాదు కాంగ్రెసుకు ముందే మోతీలాలు నెహ్రూ, లాలా లజపతిరాయి, జవహరలాలు మొదలగు ప్రముఖనాయకులందరు కారాగారములకు పంపబడ్డారు. వేల్సు యువరాజు కలకత్తాకు వచ్చేలోగా కాంగ్రెసుతో రాజీచేసుకొని యువరాజబహిష్కరణము జరుగకుండా చేదామని రాజప్రతినిధి భావించాడు. ఈ రాజీ రాయబారాలు పండిత మాలవ్యా మధ్యవర్తిత్వమున జరిగినవి. జైలులోనున్న దాసుగారితోనూ, జైలు వెలుపలనున్న గాంధీజీతోనూ ఈ రాజీమాటలు జరిగినవి. కాని పర్యవసానానికి రాజీ కుదరలేదు. డిసెంబరు 25 న కలకత్తాలో ఎవ్వరూ అనుకొనంత విజయవంతంగా హర్తాళం జరిగింది.

1921 కాంగ్రెసు అహమ్మదాబాదులో జరిగింది. దానికి అధ్యక్షుడుగా నుండవలసిన చిత్తరంజనదాసు జైలులో వుండడంచేత, ఆయన స్థానంలో హకీం అజ్మల్‌ఖాన్ అధ్యక్షత వహించారు. ఆ కాంగ్రెసులో శాసనోల్లంఘన తీర్మానమంగీకరింపబడింది. గాంధీజీ బార్డోలీ తాలూకాలో సంపూర్ణశాసనోల్లంఘనమును, పన్నుల నిరాకరణమును ప్రారంభించేటందుకు నిర్ణయించుకొన్నారు. దీనిని విరమింపచేసేటందుకు మరల రాజీప్రయత్నంగా 1922 జనవరిలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సభకు 20 మంది విప్లయనిర్ధారకసభ్యులుగా ఎన్నుకోబడ్డారు. ఆసభలో అసహాయవాదుల పక్షాన అధికారికత్వాగాక, వ్యక్తిగతంగా గాంధీజీ ఒక్కరే పాల్గొన్నారు. ఆసభలో ప్రభుత్వంవారు నిర్బంధ విధానమును ఆపివేయవలయుననీ, ప్రభుత్వం వారితో జరిగే రాజీరాయబారములఫలితం తేలేవరకూ, కాంగ్రెసు శాసనోల్లంఘనమును నిలిపివేయవలయుననియు ఒక చిత్తుతీర్మానము ప్రవేశపెట్టబడినది. ఆ తీర్మానమునకు ఖచ్చితంగా అంతవరకు ఆ సమావేశమునకు అధ్యక్షులుగానుండిన సర్ శంకరనాయర్ సభనుండి లేచి పోయెను. తరువాత విశ్వేశ్వరయ్య అధ్యక్షత క్రింద ఆ తీర్మాన మంగీకరింపబడింది. ఆ మహాసభ తరువాత గాంధీజీపైన కొన్ని ఆపాదనలు చేస్తూ సర్ శంకరనాయరు ఒకప్రకటనచేశారు. వాటిని ఆ సభాకార్యదర్శులయిన జిన్నా, నటరాజన్, జయకరుగార్లు ఖండించారు. ఏమైనా తేమి తుదకు అఖిలపక్షంవారి రాజీప్రయత్నములు కూడా భగ్నమైనవి. యువరాజు బహిష్కారం మాత్రం దేశంలో అవిచ్ఛిన్నంగా సాగుతూనేఉంది. ఈలోగా ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘంవారు పన్నులనిరాకరణతీర్మానం చేశారు. ఆ తీర్మానమును ననుసరించి తిరిగి వారు పన్నులుచెల్లించవలసిందని తీర్మానించేవరకు గుంటూరు, కృష్ణా, గోదావరి మండలములలో పన్నులు నిరాకరణ సాగింది. గుంటూరుజిల్లాలో పెదనందిపాడు ఫిర్కాలో పర్వతనేని వీరయ్య చౌదరిగారి యాజమాన్యమున పన్నులనిరాకరణోద్యమం సాగింది. గుంటూరు జిల్లాలో మిలిటరీవారు మకాంచేశారు. రైతుల పశువులు జప్తుచేయబడినవి. జప్తుచేయబడిన పశువులు నీళ్ళు, గడ్డి లేక కృశింపచేయబడినవి. ఈ దుఃఖమును భరించలేక పల్నాడులో పశువుల జప్తును అడ్డగించిన ఒక రైతు సైనికులతుపాకీగుండ్లకు గురియై వీర స్వర్గము పొందెను. ఫిబ్రవరి 10 వ తేదీని పన్నులు చెల్లించ వలయునని రాష్ట్ర కాంగ్రెసు సంఘంవారు తీర్మానించారు.

ఈలోగా 1922 ఫిబ్రవరి 5 వ తేదీన సంయుక్త రాష్ట్రములోని (ఇప్పుడు ఉత్తరప్రదేశ్) గోరక్‌పూరు జిల్లాలో చౌరీచౌరా అనే చోట ప్రజలు ఉద్రేకులై 21 మంది పోలీసులను స్టేషనులోపెట్టి, స్టేషనును కిరసనాయిలు పోసి తగులబెట్టినారు. ఈ ఘోరకృత్యమును వినగానే గాంధీజీ శాసనోల్లంఘనమును విరమించుకొన్నారు. ప్రజలు ఇంతగా సహనంగోల్పోయి ఇంత దురాగతమునకు పాల్పడగలరని తానాలోచించలేక శాసనోల్లంఘనోద్యమమును తలపెట్టడంలో, తాను 'హిమాలయ పర్వతంవంటి తప్పు' చేశాననికూడా ఆయన బహిరంగంగా ప్రకటించారు. గాంధీజీ యొక్క యీచర్యనుపిమ్మట అఖిలభారత కాంగ్రెస్ సంఘం ఆమోదించింది. తరువాత 1922 మార్చిలో గాంధీజీకి ఆరుసంవత్సరములు జైలు శిక్ష విధించబడినది. పిమ్మట శాసనోల్లంఘనమునకు దేశము సంసిద్ధముగా నున్నదా లేదా అనే విషయాన్ని విచారించేటందుకు అ. భా. కాం. సం. వారొక కమిటీని నియమించారు. ఆ కమిటీలో సభ్యులు, మోతీలాలు నెహ్రూ, డాక్టరు అన్సారీ, విఠల్‌భాయి పటేలు, రాజగోపాలాచారి, కస్తూరి రంగయ్యంగార్లు, వారీ విషయంలో దేశమంతటా సంచారం చేశారు. ప్రతిచోటా ప్రజలు వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. గుంటూరు మునిసిపాలిటీవారు వారికి స్వాగతపత్ర సమర్పించి 'విజయం కలుగుగాక' అని అభినందించారు. శాసనోల్లంఘనకమిటీసభ్యులు గుంటూరులో దిగేసరికే 200 మంది కాంగ్రెసువలంటీర్లు అరెస్టు చేయబడ్డారు. గుంటూరుమండలం, శాసనోల్లంఘనమునకు దేశంసంసిద్ధంగా ఉందని క్రియారూపకంగా చూపించింది. కాని యేమైతేనేమి శాసనోల్లంఘన విచారణసంఘంవారు దేశమంతటా సంచారంచేసి, శాసనోల్లంఘనం విరమించటమే మంచిదని తమ నివేదికలో వ్రాశారు.

1922 డిసెంబరులో గయలో జరిగిన కాంగ్రెసుకు దేశబంధు చిత్తరంజనదాసు అధ్యక్షులు. దాసుగారు గాంధీగారి అసహాయోద్యమ విధానాన్ని మార్చుచేయ ప్రయత్నించారు. ఆ ప్రయత్నమునకు మోతీలాలు, శ్రీనివాసయ్యంగార్లవంటి మేధావులు దోహదంచేశారు. కాని కాంగ్రెసులో గాంధీజీ అనుయాయుల పట్టుదల వలన ఆయన ప్రయత్నం సాగలేదు. తరువాత దాసుగారు తన అధ్యక్షపదవికి రాజీనామా యిచ్చి శాసనసభాప్రవేశమున కనుకూలమైన స్వరాజ్య పక్షమును ప్రత్యేకంగా నిర్మించారు. వేల్సు యువరాజు కలకత్తాకు వచ్చే సందర్భంలో రాజప్రతినిధి పంపిన రాజీషరతులను నిరాకరించి కార్యభంగంకావించారని గాంధీజీని తరువాత ఆయన బహిరంగంగా నిందించారు కూడా.

1923 లో శాసనసభా ప్రవేశమును గూర్చి శాసనోల్లంఘనమును గూర్చీ వాదోపవాదములు జరుగుతూ వచ్చినవి. ఈలోగా నాగపూరులో ఒక వీధిగుండా కాంగ్రెసు జెండాల ఊరేగింపు జరుగగూడదని అక్కడి అధికారులు నిషేధం పెట్టారు. అది జెండాసత్యాగ్రహంగా పరిణమించింది. ప్రతిరాష్ట్రంనుండి అనేక వందలమంది వలంటీర్లు ఆ జెండాసత్యాగ్రహంలో జోక్యం కల్పించుకొని జైళ్ళపాలయినారు. 1923 సెప్టెంబరులో శాసన సభా ప్రవేశమా, శాసనోల్లంఘనమా అనే సమస్యను పరిష్కరించేటందుకు ఒక ప్రత్యేక కాంగ్రెసు ఢిల్లీలో జరిగింది. దాని అధ్యక్షుడు మౌలానా అబుల్‌కలాం అజాద్. అందులో కాంగ్రెసువారు ఎన్నికలలో పాల్గొన వచ్చునని తీర్మానింప బడింది. ఆ యేడు డిశంబరులో కాకినాడలో మామూలు కాంగ్రెసు జరిగింది. అధ్యక్షుడు మౌలానా మహమ్మదాలీ. దానిలో కూడా ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కాంగ్రెసు తీర్మానమే అంగీకరింపబడింది.

గాంధీజీకి జైలులో జబ్బు చేసింది. శస్త్రచికిత్సచేయబడింది. కాబట్టి 1924 లోనే గాంధీజీ జైలునుండి విడుదల అయినారు. ఆ యేటి కాంగ్రెసుకు ఆయనే అధ్యక్షత వహించారు. ఆయన ఆ నాటి కాంగ్రెసు నాయకుల చిత్తవృత్తినీ, దేశంలోని వాతావరణమును సమగ్రంగా గ్రహించినారు. ఆ కాంగ్రెసులో ఒక్క విదేశ వస్త్ర బహిష్కారంముతప్ప అన్ని బహిష్కారంములనువిరమింపబడినవి. కాంగ్రెసులో ఎన్నిక సభ్యులుగా నుండేటందుకు స్వయంగా వడికిన నూలు చందాగా ఈయవలెనని తీర్మానింప బడింది.

1925లో టర్కీవారే ఖలీఫాను వెళ్ళగొట్టడంవల్ల ఖిలాఫతుఉద్యమం చల్లారిపోయింది. హిందూ మహమ్మదీయులకు కొట్లాటలు ప్రారంభమయినాయి. కోహాటులో, ఈ ఉభయులకు జరిగిన కొట్లాటలవల్ల చాలామంది చని పోయినారు. ఈ విషయంలో గాంధీజీ షౌకతాలీలు ఒక కమిటీగా పోయి విచారించి ఉభయులు విడివిడి నివేదికలను వ్రాశారు.

1925 సెప్టెంబరులో ఖద్దరుశాఖ కాంగ్రెసునుండి విడదీయ బడింది. 1925 కాంగ్రెసు కాన్పూరులో జరిగింది. సరోజినీదేవి అధ్యక్షురాలు. అప్పటికప్పుడే శాసన సభా ప్రవేశం స్థిరపడిపోయింది. చిత్తరంజనదాసు 1925 లోనే స్వర్గస్థులయ్యారు. కాని, ఆయన ఉద్యమం 1926నుండి అప్రతిహతంగా ఆచరణలోకి వచ్చింది. 1926వ సంవత్సరంనుండీ గాంధీగారు రాజకీయాలలో అంతగా జోక్యం కల్పించుకోకుండా తన ఆశ్రమాన్నే అంటి పెట్టుకొని వున్నారు. 1926లో జరిగిన గౌహతి కాంగ్రెసుకు అధ్యక్షులు శ్రీమాన్ శ్రీనివాసయ్యంగార్. అందులో ప్రతి కాంగ్రెసు ఎన్నిక సభ్యుడు తాను స్వయంగా వడికిన నూలు 1,000 గజములు ఈయవలెనను నటే నియమంకూడా సడలింప బడింది.

1927 చివరలో ప్రభుత్వంవారు రాజకీయ సంస్కరణల విచారణ నిమిత్తం సైమన్ కమిటీని యేర్పాటు చేసినట్లు ప్రకటింప బడింది. ఆ సంవత్సరం చెన్నపట్నంలో డాక్టరు అన్సారీ అధ్యక్షత క్రింద కాంగ్రెసు జరిగింది. సైమన్ కమిటీని బహిష్కరించ వలయునని తీర్మానం చేయబడింది. దీనికి కొందరు ముస్లిములు, జస్టిసు పక్షంవారు తప్ప తక్కిన అందరూ అంగీకరించారు. 1927 కాంగ్రెసు నాటికి ఎన్నికలు పూర్తి అయినవి. మద్రాసులో స్వరాజ్య పక్షంవారు బాగా విజయం పొందారు. తక్కిన చోట్ల అంత విజయం కలుగలేదు.

1928లో సైమన్ కమిషన్ బహిష్కరణం దేశమంతటా జరిగింది. వారెక్కడకు పోయినా నల్ల జెండాలు ప్రత్యక్ష మయినవి. ఆ పూరేగింపులను చెదర గొట్టడానికి పోలీసులు లాఠీలు ప్రయోగించడం, తుపాకులు కాల్చడం మామూలయిపోయింది. ఆ సందర్భంలోనే మద్రాసులో మన ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులుగారు తుపాకి గుండ్లకు రొమ్మిచ్చి నిలబడింది. 1928 కాంగ్రెసు కలకత్తాలో జరిగింది. దానికి అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ. ఆ కాంగ్రెసులో సుభాస్‌చంద్ర బోస్ పక్షంవారితో కొంత కలహం జరుగవచ్చునేభయంతో గాంధీజీ ఆ కాంగ్రెసుకు ప్రత్యేకం ఆహ్వానింపబడ్డారు. మళ్ళీ కాంగ్రెసులో గాంధీజీ ప్రవేశించి మామూలుగా పనిచేయడం ప్రారంభించారు. కలకత్తా కాంగ్రెసులో, అదివరకు అఖిలపక్ష సభ వారిచే తయారు చేయబడిన నెహ్రూ రిపోర్టు చర్చకు వచ్చింది. కాని, ఆ నివేదికలోని రాజ్యాంగ ప్రణాళిక విషయంలో హిందువులకు మహమ్మదీయులకు శ్రుతి కలియలేదు. కాంగ్రెసు మాత్రం 'డొమినియన్ స్టేటస్' ఒక సంవత్సరంలో యేర్పాటుచేసి తీరవలెనని గడువు పెట్టింది. 1929లోనే గాంధీజీ రాజప్రతినిధిని కలుసుకొని 'డొమినియన్ స్టేటస్' ను (అధినివేశ ప్రతిపత్తి) భారత దేశానికి వాగ్దానం చేయవలసిందని నిక్కచ్చిగా చేశారు. రాజప్రతినిధి తానేమీ చేయ జాలననడంచేత 1929లో జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షత క్రింద లాహోరు కాంగ్రెసులో 'పూర్ణ స్వరాజ్యం'' కొరకు సత్యాగ్రహం చేసేటందుకు తీర్మానించబడింది.

[సశేషం]

రు. 10 కోట్లు ఖర్చయ్యే కాఫీ తోట పథకం

కేంద్రం దాదాపు ఖరారు చేసినట్లేనని మంత్రి శ్రీ పళ్లంరాజు వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) రాజమండ్రి, ఫిబ్రవరి 7:—

పదికోట్ల రూపాయలు ఖర్చయే కాఫీతోట పెంపక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దాదాపు ఖరారుచేసినట్లేనని, ఆంధ్రప్రదేశ్‌లోని ఏజన్సీ ప్రాంతంలోని వాతావరణం బాగా ఈ పంటకు తగి ఉన్నందున, మన ఏజన్సీ ప్రాంతంలోని ముప్పైవేల ఎకరాలలో అమలు పర్చబడే ఈ పథకానికి ప్రాధాన్యత లభించగలదనీ అటవీశాఖా మంత్రి శ్రీ ఎమ్. పళ్లంరాజు నిన్న ఇక్కడ తెలియజేశారు.

రాజమండ్రి-ధవళేశ్వరం రోడ్డు మీద ప్రభుత్వ పింగాణీ సంస్థను ఆనుకొని ఉన్న ప్రభుత్వం స్వాధీనంలోని స్థలంలో కర్రకోత మిల్లుకు నిన్న అటవీశాఖా మంత్రి శ్రీ ఎమ్. పళ్లంరాజు శంకుస్థాపన చేశారు.

ఈ శంకుస్థాపనోత్సవానికి శ్రీయుతులు డాక్టర్ కె.ఎల్. నరసింహారావు, డాక్టర్ ఏ.బి. నాగేశ్వరరావు, ఎన్.వి. నరసింహం, వడ్డి ముత్యాలరావు, నలుమూరి పోతరాజు, జిల్లా ఫారెస్టు ఆఫీసర్ శ్రీ మథూర్, ఫారెస్టు కన్సర్వేటర్ శ్రీ ఎమ్. రంగయ్య, సెంట్రల్‌ఎక్సైజ్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ కె. రామచంద్రనాయర్, ఆర్.డి.ఓ. శ్రీ సామ్యూల్, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె.వి. శ్రీనివాసరావు హాజరైనారు.

రాష్ట్ర చీఫ్ కన్సర్వేటర్ శ్రీ కరియప్ప స్వాగతం చెప్పారు.

మంత్రి శ్రీ పళ్లంరాజు శంకుస్థాపనచేస్తూ ఈమిల్లు ఎప్పుడో ఏర్పడవలసిందనీ, అయితే స్థలసేకరణ కారణంగా ఆలస్యమైందనీ అన్నారు. ఇటువంటి పరిశ్రమల అభివృద్ధిద్వారా రాజమండ్రి, ధవళేశ్వరం మున్ముందు ఒకే ఒక మున్సిపాలిటీ ఆధ్వర్యంలోకిరాగల అవకాశం లభించగలదని ఆశిస్తున్నా మన్నారు. ఈ మిల్లు నిర్మాణంతో, గృహనిర్మాణాలకు చౌకగా కలప లభించగల దన్నారు.

అడవుల కంట్రాక్టరులలోని అవినీతిఫలితంగా సాలీనా అటవీశాఖకు దాదాపు ఎనభైలక్షలు నష్టం వస్తున్నట్లు చెప్పారు.

జిల్లా పరిషత్తు ప్రెసిడెంటు శ్రీ తోట రామస్వామి అధ్యక్షతవహించారు.

ఫారెస్టు కన్సర్వేటర్ శ్రీ బెవర్లీ వందన సమర్పణ చేశారు.

'లావోస్, కాంగోలను తటస్థం చేయాలి'

అమెరికాకు భారత ప్రభుత్వ విజ్ఞప్తి

వాషింగ్టన్, ఫిబ్రవరి 7:— కాంగో, లావోస్‌ల నిస్సైనికీకరణకు, రెండు దేశాలను తటస్థంగా ఉంచడానికి అమెరికా శాయశక్తులా ప్రయత్నించాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

వాషింగ్టన్‌లో భారతరాయబారి యమ్. సి. చాగ్లా అమెరికా విదేశాంగమంత్రి డీన్ రస్క్‌ను కలుసుకొని ఇండియా ప్రభుత్వ విజ్ఞప్తిని అందజేశారు.

డీన్ రస్క్‌తో శ్రీ యమ్. సి. చాగ్లా అరగంట వరకు చర్చించారు. ఆతరువాత పత్రికావిలేఖరులసమావేశంలో ప్రసంగిస్తూ మాస్కోలో భారతరాయబారికూడా ఈ రోజున సోవియెట్ ప్రభుత్వానికి ఇదే విజ్ఞప్తిని అందజేశారని వెల్లడి చేశారు.

గతవారం క్రిందట అమెరికా ఉపవిదేశాంగ మంత్రి చెస్టర్ బవుల్స్‌ను కలుసుకొని ఇండియా ప్రభుత్వం అభిప్రాయాలను అప్పుడే తెలియజేశానని శ్రీ చాగ్లా పేర్కొన్నారు.

లావోస్‌లోకి అమెరికా, రష్యాలు రెండు ఆయుధాలను చేరవేయరాదనికూడా భారతప్రభుత్వం కోరిందని శ్రీ చాగ్లా అన్నారు. కాంగోలో, పాట్రిస్ లుముంబాతోసహా అందరు రాజకీయ ఖైదీలను విడుదలచేయాలని శ్రీ చాగ్లా విజ్ఞప్తి చేశారు.

సాధ్యమయినంతత్వరలో కాంగో పార్లమెంటును సమావేశపరచాలని, సమితి అధికారాన్ని పునస్థాపితంచేయాలని కూడా శ్రీ చాగ్లా సూచించారు.

వ్యాఘ్ర సంహారం

కలకత్తా, ఫిబ్రవరి 7:— 24 పరగణాల జిల్లాలోని కాండెస్ ఖాలీ పోలీస్‌స్టేషన్ ప్రాంతారణ్యంలో కట్టెలుకొట్టుకునే ఒక వ్యక్తి పది అడుగుల ఆరు అంగుళాల పొడవుగల ఒక పెద్దపులిని వధించినట్లు నిన్నరాత్రి ఇక్కడకు చేరిన వార్తవలన తెలిసింది. అతను కట్టెలు కొట్టుకుంటూవుండగా పెద్దపులి గర్జిస్తూ అతనిమీదికి లంఘించింది. వెంటనే అతను తన గొడ్డలితో దానితలమీద గట్టిగామోది హతమార్చాడు. ఈ యుద్ధంలో అతను గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో వున్నాడు.

దక్షిణ వియత్నాంలో ముగ్గురు మంత్రుల నియామకం

సైగాన్, ఫిబ్రవరి 7:— దక్షిణ వియత్నాం అధ్యక్షుడు గొడిన్‌జియమ్ విశేషాధికారాలుగల ముగ్గురు మంత్రులను నియమించారు. దేశరక్షణ, ఆర్థికాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖలను ఈ ముగ్గురు మంత్రులు నిర్వహిస్తారు.

అయిదు సంవత్సరాలలో మొదటిసారిగా పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ముగ్గురు మంత్రులకు ఎక్కువ అధికారాలుండగలవని వెల్లడి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో నూనె విత్తుల ఉత్పత్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 7:— తృతీయ ప్రణాళికాంతానికి ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది లక్షల టన్నుల నూనెవిత్తులను ఉత్పత్తి చేయవలసి ఉంటుందని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిర్ణీత లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా ఒక ఆచరణయోగ్యమైన సాంకేతిక కార్యక్రమం రూపొందించబడింది.

ఈ శాఖకు సంబంధించిన ఒక ప్రతినిధి నేడు యిక్కడ మాట్లాడుతూ, తృతీయప్రణాళి కాంతానికి సాధించవలసిన ఉత్పత్తి దృష్ట్యా, రాష్ట్రంలో కేంద్రీకృత మయిన ప్రయత్నాలు జరుగవలసి వున్న దన్నారు.

మెట్ట, వెనుకబడిన ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి

:x:

సరఫరాకు ప్రభుత్వం నిశ్చయించిందని పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ అల్లూరి వివరణ

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి) కోవూరు, ఫిబ్రవరి 7:—

మెట్ట ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి సౌకర్యం ఏర్పాటుచేసేందుకూ, తద్వారా ఆహారఉత్పత్తిని సాధించేందుకు రాష్ట్రప్రభుత్వం నిశ్చయించిందనీ, రైతులు ఈ సదుపాయం వినియోగించుకొని తమ ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకోవాలని పబ్లిక్‌వర్క్సు శాఖామాత్యులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు తిరువూరు పంచాయితీసమితి ప్రాంతంలోగల ఇప్పలవాగు ప్రాజెక్టుకు ఇక్కడ నేటిఉదయం శంకుస్థాపనచేస్తూ ఉద్ఘాటించారు.

ఈ సభకు శాసనసభ్యులు శ్రీ పేట బాపయ్య అధ్యక్షత వహించారు.

ఈ ప్రాజెక్టు అంచనా 5.25 లక్షల రూపాయలు అదనపుఖర్చుతో అంచనా 5.973 లక్షల రూపాయలు. సాగుబడి విస్తీర్ణం 1500 ఎకరాలు. ఖర్చుపై లాభశాతం 6.42 ఈ ఇప్పలవాగు అనే కొండవాగు ఖమ్మం జిల్లాలోని వెంకటాపుర గ్రామం పరిసరాల్లో అడవులలో పుట్టి సుమారు 27 మైళ్ళు ప్రవహించి గంపలగూడెంకు 2 మైళ్లలో కట్టలేరులో కలియుచున్నది. మంత్రిగార్కి తిరువూరు పంచాయితీ సమితి బ్లాకు అధ్యక్షులు శ్రీ వస్నక రామకృష్ణయ్య స్వాగతం చెప్పారు.

మంత్రిగారు తమ ప్రసంగంలో కృష్ణాజిల్లాలోని మెట్ట ప్రాంతాలలో పర్యటించి ఆ ప్రాంతాలలోగల వివిధ సమస్యలను తెలుసుకో గలిగినానని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనజరుపమని కోరినందుకు కృతజ్ఞత వెలిబుచ్చారు.

ప్రజలు ఈ ప్రాజెక్టు సత్వరంగా పూర్తి చేసుకోవడానికి అన్నివిధాలా సహకరించా లన్నారు. ప్రతిపని ప్రభుత్వం చేసుకు పోతుందని ప్రజలు పూరుకుంటే లాభంలేదని, కార్మికులు, ప్రజలు, ప్రభుత్వోద్యోగులు ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తి అయేందుకు సహకరించాలని కోరారు.

తర్వాత మంత్రిగారు మైలవరం బ్లాకు సమితి ప్రాంతంలోని పులివాగు — మునగపాడు చెరువు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు సత్యనారాయణ సాగర్ అని పేరు పెట్టబడింది. ఇక్కడ జరిగిన సభకు శ్రీ కాకాని వెంకటరత్నం అధ్యక్షత వహించారు.

పులివాగు ప్రాజెక్టు వివరాలు

పులివాగు ప్రాజెక్టు వివరాలను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ జి. సుబ్బారావు తెలియజేస్తూ "కృష్ణా జిల్లా, విజయవాడ తాలూకాలోని మునగపాడు గ్రామమునకు సుమారు 6 ఫర్లాంగులదూరంలో వుంది. ఈ చెరువుదగ్గర మంచినీటి వరవుగల పులివాగు ప్రవహిస్తున్నది. ప్రస్తుతం పులివాగుకు అక్కడక్కడ అడ్డుకట్టలువేసి తాత్కాలికంగా పరిసాగు చేస్తున్నారు. ఇప్పటి పథకానికి ప్రత్యక్ష పరోక్ష పన్నులద్వారా రెండులక్షల యాభై రెండువేల రూపాయలు ఖర్చు అవుతుంది. 384 ఎకరాల మాగాణి సాగులోకివచ్చి సంవత్సరానికి ప్రభుత్వానికి 3.71 శాతం ఆదాయం రాగలదు. ప్రభుత్వం అభివృద్ధి భూముంపై యకరాకు 15 రూపాయలపన్ను విధించుతుంది. అన్నారు"

ఈ సభలో మైలవరం పంచాయితీ బ్లాకు సమితి అధ్యక్షులు శ్రీ ఎస్. ఆర్. జి. నరసింహారావు, శాసనసభ్యులు శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు, పి. పి. సి. సభ్యులు శ్రీ దగ్గుమిల్లి మధుసూదనరావు ప్రభృతులు ప్రసంగిస్తూ కొండూరు ఫ్లో ఇరిగేషన్ స్కీము, మాధవరం చెరువు, చిన్ననందిగామ, విజయవాడరోడ్డు నిర్మించవలసిందిగా కోరారు. ఇంకా అనేకమైన వీటివసరు అను, ఆమలు జరుపవలసిందన్నారు.

మంత్రిగారు ప్రసంగిస్తూ ఇలా అన్నారు: "మనం సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాం. ఒక కాలు తీసుకు మరొకకాలు వేసినట్లే అన్ని కార్యక్రమాలను అమలు జరుపుకోవాలి. ప్రతిచోట ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి కార్యక్రమం దరఖాస్తూ, వినాదాలవల్ల రాదు. పరిశీలన చెయ్యాలి, అమలుచెయ్యాలి. దేశసంపద పెంపొందేందుకు ప్రజలు ప్రభుత్వంతో సహకరించాలి. సంఘం కోసం, దేశంకోసం, ఇది నాదేశం, ఇది నాదేను, నాసంఘం అని పనిచేయాలి. కృష్ణాజిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలయిన తిరువూరు, మైలవరం సమితులలో 37.55 లక్షలఖర్చుతో ఆరువేల నాలుగువందల పది ఎకరాలు ఫలసాయం అభించగల చిన్నప్రాజెక్టులను ఈ ఏడాది అమలు జరిపాం. ఇది వెనుకబడిన ప్రాంతంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టు జూన్‌నాటికి పూర్తి అయేందుకు మీరు శ్రమదానంచేసి, ప్రభుత్వానికి సహాయపడి పూర్తి చేసుకోండి."

శ్రీ దగ్గుమిల్లి మధుసూదనరావు అభినందనలు తెల్పారు.



ఫిబ్రవరి 4వ తేదీన హైదరాబాదులో పదకొండవ అఖిలభారత పోలీసు ఆటలపోటీలకు ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం జరిపారు. ప్రధాని వందనస్వీకారం చేస్తున్న దృశ్యం

పత్రికల ధరల, పుటల ఉత్తర్వు

'సకల్ పేపర్స్' పిటీషన్‌పై విచారణ వాయిదా

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 7:—

పత్రికల ధరల పుటల నిర్ణయంపై ప్రభుత్వ ఉత్తర్వు చెల్లనేరదని 'సకల్ పేపర్స్' కంపెనీ సుప్రీంకోర్టుకు దాఖలు చేసుకున్న పిటీషనుపై విచారణ మార్చి 6 తేదీకి వాయిదా వేయబడింది. లోగడ నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఈ కేసు విచారణ రేపు జరుగవలసి ఉన్నది.

కొలంబో, ఫిబ్రవరి 7:—

పార్లమెంటరీ పార్టీ ఉపసంఘంచే, లంకగొండలని దర్యాప్తువల్ల కనుగొనబడిన కొందరు పార్లమెంటు సభ్యులకు, అపీలు చేసుకొనే హక్కు వుండాలని పార్లమెంటు నేడు నిర్ణయించింది. దర్యాప్తు జరిగిన నెల రోజులలోపునూరు, సుప్రీం కోర్టుకు అపీలు చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.

ఉపాధ్యాయుల కనీసవేతనం

రు. 100 నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం అభ్యర్థన

హైదరాబాద్, ఫిబ్రవరి 7:—

తృతీయ ప్రణాళికలో ఉపాధ్యాయులకు 100 రూపాయలు కనీసవేతనం నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కమిటీ నిన్న భువనగిరిలో శ్రీ రామచంద్రసింగ్ అధ్యక్షతన సమావేశమై పై నిర్ణయాన్ని చేసింది.

పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడంలో ప్రభుత్వం కృషిని అభినందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర మండలి తీర్మానించింది.

ఉపాధ్యాయుల సంఘం రాష్ట్రమండలి ఇంకా ఈ క్రింది తీర్మానాలను ఆమోదించింది. పాఠశాలలలో ఉపాధ్యాయులను నియమించే విషయంలో ఉపాధ్యాయుడు కనీసం మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండవలెననే నియమాన్ని పాటించాలని లోగడ జిల్లాబోర్డులు అనుసరిస్తూ వచ్చిన సాంప్రదాయాన్ని ఇప్పటి జిల్లా పరిషత్తులు, పంచాయతీ సమితులు అనుసరించరాదు.

లండన్, ఫిబ్రవరి 7:—

మలయాలో లావోస్ సైన్యం ఆఫీసర్ల శిక్షణకు ఆగ్నేయాసియా కూటమి ఏర్పాటు చేసిందని వెలువడిన వార్తలను బ్రిటిష్ ప్రభుత్వం నిన్న ఖండించింది. కామన్స్‌సభలో లేబరు సభ్యుడు విలియమ్ వార్బే అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగశాఖ ఉపమంత్రి జోసెఫ్ గోడ్‌బర్ పై విధంగా అన్నారు.

"కథాసాహిత్యానికి వాస్తవికత జీవం"

:x:

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంక్రాంతి కథల బహుమతి ప్రదానోత్సవ సభలో మంత్రి శ్రీ అల్లూరి అభిభాషణ

విజయవాడ, ఫిబ్రవరి 7:—

కథారచయితలు తమ రచనలలో వాస్తవికతకు ప్రాధాన్య మివ్వాలని పబ్లిక్‌వర్క్సుశాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు నేడిక్కడ అభిభాషించారు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో బహుమతులుపొందిన రచయితలకు నేటి సాయంత్రం ఇక్కడ 'ఆంధ్రప్రభ' కార్యాలయావరణలో ఏర్పాటుచేయబడిన సభలో బహుమతి ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌వర్క్సుశాఖామాత్యులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు సభకు అధ్యక్షత వహించి రచయితలకు బహుమతిప్రదానం చేశారు.

ప్రథమ బహుమతి 'దానిమ్మపండు' అనే కథను వ్రాసిన శ్రీ దుత్తా దుర్గాప్రసాద్‌కు ఇవ్వబడింది. ద్వితీయ బహుమతి 'చకోరి' అన్న కథను వ్రాసిన శ్రీ సి. యస్. రాజాకు, తృతీయ బహుమతి 'దియోయోనః ప్రచోదయాత్' అన్న కథను వ్రాసిన శ్రీ దేవరకొండ చిన్నికృష్ణశర్మకు ఇవ్వబడినవి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులక్రింద 'ఆంధ్రప్రభ' నిర్ణయించిన పారితోషికాలను మంత్రి రచయితలకు అందజేశారు.

కుమారి వింజమూరి లక్ష్మి ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమయింది.

ఎడిటర్ శ్రీ నీలంరాజు వేంకటశేషయ్యగారు మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారిని పుష్పమాలాలంకృతులను కావించి, స్వాగతం చెప్పారు. ఉత్తమ కథా రచయితలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 'ఆంధ్రప్రభ' సచిత్రవారపత్రిక సంక్రాంతి కథల పోటీని నడిపిందనీ, ఈ కథల పోటీలో సుమారు 1200 మంది కథకులు పాల్గొనటం అత్యంత ముదావహమైన విషయమనీ, శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు ఈ సభకు అధ్యక్షత వహించడంలో ఎంతో ఔచిత్యంఉన్నదనీ పేర్కొంటూ, శ్రీ అల్లూరి రాజకీయ రంగంలో తలమున్కగా మునిగివున్న వ్యక్తి అయినప్పటికీ, ఆయన ఎంతోగొప్ప సాహిత్యాభిరుచి గలవారనీ, సాహిత్యవేత్త అనీ, స్వయంగా గ్రంథరచన చేసినవారనీ ప్రశంసించారు.

శ్రీ నీలంరాజు వేంకట శేషయ్యగారు తమ ప్రసంగములో యింకా యిలా అన్నారు: "తెనుగుదేశం కథానికా రచనలో ముందంజ వేసినదన్న విషయం అందరికీ సువిశదమైనదే. పూర్వ సాహిత్యంలోనే కాక, ఆధునిక సాహిత్య సృష్టిలో కూడా ఆంధ్రదేశం ప్రపంచ విఖ్యాతిని ఆర్జించుకున్నది. ముఖ్యంగాకథానికారచనలో, నవలా రచనలో ఆంధ్రదేశానికి ప్రత్యేక స్థానమున్నది.

ఉత్తమ కథారచనను ప్రోత్సహించే ఉద్దేశ్యముతో మేము ఈ పోటీని నడిపాము. ఈ పోటీలో 1200మందికథారచయితలు పాల్గొనడంవిశేషం. నియమానుసారంగా వీరిలో ముగ్గురు రచయితలు మాత్రమే బహుమతి గ్రహీతలుగా నిర్ణయింపబడినప్పటికీ, పోటీకి వచ్చిన కథలలో 100 కథలయినా ఉత్తమ శ్రేణికి చెందినవని నిస్సంశయంగా చెప్పవచ్చు. బహుమతి పొందిన కథల పట్ల పాఠకులు తమ సంతృప్తిని తెలిపారు కూడా. మా తొలియత్నాన్ని యింతగా ప్రోత్సహించిన మా సచిత్రవారపత్రికా పాఠకులను నేను అభినందిస్తున్నాను."

అధ్యక్షోపన్యాసం

పిదప సభకు అధ్యక్షత వహించిన మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు ప్రసంగిస్తూ, ఒక చక్కని సాహిత్యసభకు అధ్యక్షత వహించటం మహద్భాగ్యంగా తాను పరిగణిస్తున్నానని అన్నారు. శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు కథారచనలోని ప్రత్యేకతను గురించి చెబుతూ యిలా అన్నారు."

"ఆంధ్రదేశం అన్ని రంగాలలో అగ్రగామి. సాహిత్య సృష్టిలో, కథారచనలో ఆంధ్రదేశం అగ్రగామి కావటంలో అబ్బురం లేదు. స్వతంత్ర సమరంలో ప్రతి ఘట్టంలోనూ ఆంధ్రదేశం ముందంజ వేసింది. ఈ విషయాన్ని మనంతగా మనం చెప్పుకున్నప్పుడు అతిశయోక్తిగా కనుపించవచ్చు. కాని భారతజాతిపిత గాంధీజీయే యీ విషయంలో ఆంధ్రదేశాన్ని అభినందించారు. మనకు యోగ్యతాపత్రాన్ని యిచ్చారు. స్వాతంత్ర్య సముపార్జనానంతరం కూడా అనేక రంగాలలో మన ఆంధ్రదేశానిదే అగ్ర తాంబూలం. మన రాష్ట్రంహిందీభాషారాష్ట్రం కాదు. అయినప్పటికీ హిందీ ఉద్యమ బీజాలు ఇక్కడే ప్రథమంగా నాటుకున్నవి. హిందీ ప్రచారంలో హిందీభాషేతరరాష్ట్రాలన్నింటిలోనూ, ఆంధ్రదేశానికి అగ్రతాంబూలం. ఖాదీ ఉద్యమంలోకూడా, ఈ విధంగానే మన రాష్ట్రం ప్రథమస్థాన మాక్రమించింది.

నాకు కథలు చదవటమంటే ఎంతో అభిరుచి. కథాశిల్పం, కథా నిర్మాణం, ఎంతో క్లిష్టమయినది. కథావస్తువును ఎన్నుకొనటంలోనే కథకుని ప్రతిభాద్యోతక మవుతుంది. కథావస్తువు ప్రజా జీవితాన్ని ప్రతిఫలించేదిగా వాస్తవ జీవితానికి ప్రతిబింబ రూపమైనదిగా ఉండవలెనని నా అభిప్రాయం. కథావస్తువు ప్రజా జీవితానికి దూరమయినదిగా ఎక్కడో నీలమేఘాలలో విహరించేదై ఉండరాదు. సాధారణ ప్రజల జీవితానికి సన్నిహితమైన వస్తువును కథకులు ఎన్నుకుని, వారి కథలద్వారా ప్రజలలో నూతన చైతన్యాన్ని కలిగించడానికి యత్నించాలి.

ప్రేమచంద్ నా అభిమాన కథా రచయిత. నేను కారాగారంలో ఉన్నప్పుడు ప్రేమచంద్ వ్రాసిన 'బడేఘర్‌కే బేటీ' (పెద్దింటి అమ్మాయి) అనే ఒక కథను చదివాను. ఈనాటికీ నా మనస్సులో ఆ కథ మెదులుతూనే వుంది. నేనుకూడా రాజకీయాల సుడిగుండాలలో కొట్టుకునేవ్యక్తినయినా, సాహిత్య వ్యాసంగంలో కొంత పాల్గొన్నాను. రాహుల్ సాంకృత్యాయన పండితుడు రచించిన "వోల్గా సే గంగా" అన్న బృహద్గ్రంథాన్ని మన భాషలోకి అనువదించే భాగ్యం నాకు కలిగింది. ఏనాటికయినా, ఆంధ్రకథారచయిత రాష్ట్రపతి బహుమతిని పొందాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంక్రాంతి కథల పోటీలో బహుమతులు పొంది, తెనుగు కథ రచన ఉన్నతస్థాయిని నిలబెట్టిన ఈ రచయితలను నేను అభినందిస్తున్నాను."

తానుకూడా సంక్రాంతి కథల పోటీలో పాల్గొనదలిచాననీ, ఆయితే, ప్రథమ బహుమతి రాకపోతే బాగుండదని వస్త్రాయించాననీ, శ్రీ అల్లూరి చమత్కారంగా అన్నారు.

శ్రీ అల్లూరి ఆ తరువాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నిర్ణయించిన పారితోషికాలు, బహుమతి గ్రహీతలకు చెక్‌రూపంలో అందజేశారు.

శ్రీ నీలంరాజు వేంకటశేషయ్యగారు బహుమతి గ్రహీతలను సభ్యులకు పరిచయంచేసి, వారిని పుష్పమాలాలంకృతులను కావించారు. తృతీయ బహుమతి పొందిన శ్రీ దేవరకొండ చిన్నికృష్ణశర్మగారు ఆంధ్రప్రభ కృషిని ప్రసంశిస్తూ కొన్ని శ్లోకాలు, పద్యాలు చదివారు.

సభకు హాజరయిన ప్రముఖులలో శాసనసభ్యులు శ్రీయుతులు కాకాని వెంకటరత్నం, పేట బాపయ్య, మరుపిళ్ళ చిట్టి, కవున్సిలు డిప్యూటీ చైర్మను డా. జి. ఎస్. రాజు, కవున్సిలు సభ్యులు శ్రీ గుత్తా రాజారావు, శ్రీ కె.ఎల్. ఎన్. ప్రసాద్, శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, ఆల్ ఇండియా రేడియో స్టేషను డైరెక్టరు శ్రీ టి. సంకరన్, స్టేటుబ్యాంకు ప్రాంతీయశాఖా డైరెక్టరు శ్రీ ఈడ్పుగంటి బాలవీరరాఘవయ్య, శ్రీ దుగ్గిరాల సత్యనారాయణమూర్తి, శ్రీ పెదర్ల వెంకట సుబ్బయ్య, శ్రీ సుంకర కనకారావు, శ్రీమతి తెన్నేటి హేమలత, శ్రీమతి సత్యవతి, కుమారి సంపూర్ణరాజరత్నం, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఎడిటర్ శ్రీ ఎస్ కృత్తివాస్, శ్రీ ఆమంచర్ల గోపాలరావు, శ్రీ యండమూరి సత్యనారాయణమూర్తి, శ్రీ పుల్లెల వెంకటేశ్వర్లు, శ్రీ కాకరపర్తి భావన్నారాయణ, డాక్టర్ టి.పి.యస్. చలపతిరావు, డాక్టర్. జంధ్యాల దక్షిణామూర్తి, డాక్టరు కల్లూరు శ్రీరామమూర్తి, డాక్టర్ కమ్మంమెట్టు విష్ణువర్ధనరావు, డాక్టరు గూడూరు నమశ్శివాయ, శ్రీ గోనెల్ల వెంకటేశ్వర్లు, శ్రీ మాజేటి రామమోహనరావు, శ్రీ చింతా సర్వారావు, పాలకేంద్ర స్పెషలాఫీసరు డాక్టర్ మల్లాది కామేశ్వరరావు, శ్రీ ఇవటూరి కోటేశ్వరరావు, శ్రీ చెన్నుపాటి రామకోటయ్య, శ్రీ ముమ్మనేని వెంకట్రామయ్య, శతావధాని వెంకటస్వామిగుప్త, శ్రీ మహీధర రామమోహనరావు, శ్రీ కంభంపాటి సత్యనారాయణ మొదలైనవారు ఉన్నారు.

శ్రీ వేంకటశేషయ్యగారు సభాంతంలో వందన సమర్పణం కావిస్తూ, శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు రాజకీయాలలో అడుగు పెట్టకుండా ఉన్నట్లయితే, ఆంధ్రదేశంలోని అగ్రగణ్యులయిన రచయితలలో ఒకరయ్యేవారనీ, అట్టివారి అధ్యక్షతన ఈ సభ జరుగటం ఎంతో ముదావహమనీఅన్నారు. ఎంతో నిష్పక్షికదృష్టితో బహుమతులకు అర్హమయిన కథలను నిర్ణయించిన న్యాయమూర్తులు శ్రీ శివశంకరస్వామి, శ్రీ జి.వి. కృష్ణారావు, శ్రీ ఆమంచర్ల గోపాలరావు గార్లకు తమ కృతజ్ఞతను తెలిపారు.

సభాధ్యక్షులకూ, బహుమతి గ్రహీతలకు, సభా సదులకూ చేసిన వందనసమర్పణతో సభ సమాప్తమయింది.

కాంగోపై హామర్‌షెల్డ్‌తో అడ్‌లాయ్ స్టీవెన్‌సన్ చర్చ

:x:

ఇండియా, అరబ్ రిపబ్లిక్, బ్రిటన్‌ల ప్రతినిధులతో సమితి కార్యదర్శి మంతనాలు

మిత్రరాజ్యసమితి కార్యాలయం, న్యూయార్క్, ఫిబ్రవరి 6—

కాంగోలోని విషమస్థితినిగురించి సమితిలోని అమెరికన్ ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ అడ్‌లాయ్ స్టీవెన్సన్ నేడు సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌తో ఒక గంటసేపు సంభాషించారు.

శ్రీ హామర్‌షెల్డ్ కాంగోపరిస్థితినిగురించి తనకు సలహాయిచ్చారనీ, యిప్పుడు సోవియెట్ ఉపవిదేశాంగమంత్రి శ్రీ వెలెరియన్ జోరిన్‌ను కలుసుకొని కెన్నెడీప్రభుత్వానికి కాంగోసమస్య పట్ల కలిగిన అభిప్రాయాన్ని వివరించదలుచుకొన్నాననీ శ్రీ స్టీవెన్‌సన్ పేర్కొన్నారు.

సోవియెట్ వైఖరి సడలగలదనే సూచన ఏదైనా కలదా అని ప్రశ్నించగా అది తనకు ఆతర్వాత తెలియగల దన్నారు.

కాంగో సమస్యను భద్రతాసంఘం రేపు చర్చించనున్నది.

శ్రీ స్టీవెన్సన్ ఆతర్వాత పత్రికాప్రతినిధులతో ప్రసంగిస్తూ, భద్రతాసంఘం కాంగోపై చేసిన తీర్మానాన్ని అమలు జరపడానికిగల మార్గాల విషయంలో సమితిసభ్యత్వంకల రాజ్యాల అభిప్రాయం ఏవిధంగా వున్నదో అమెరికా తెలుసుకొనగోరినదని వివరించారు.

శ్రీ స్టీవెన్‌సన్ గతవారంలో సమితి సెక్రెటరీ జనరల్‌తో పెక్కుసార్లు సంభాషించారు.

కాంగోపట్ల అమెరికా విధానం మారిందనే వార్తలు ఎక్కువగా వ్యాపించాయి.

శ్రీ హామర్‌షెల్డ్ సమితిలోని ఇండియా ప్రతినిధి శ్రీ సి. ఎస్. ఝా, అరబ్ రిపబ్లిక్ ప్రతినిధి శ్రీ ఓమర్‌లాఫ్టీ, బ్రిటన్ ప్రతినిధి సర్ పాట్రిక్—డీన్‌లతో కూడా సంప్రతించారు.

అరబ్ రిపబ్లిక్‌కు భద్రతాసంఘంలో సభ్యత్వం వుంది. కాంగోసమస్యపట్లగల ఆసక్తితో ఇండియాకూడా ఈ చర్చలో పాల్గొంటున్నది.

శ్రీ హామర్‌షెల్డ్ తనకు ప్రత్యేకప్రతినిధిగా వ్యవహరిస్తున్న శ్రీ రాజేశ్వరదయాళ్‌ను తిరిగి పిలిపించుకోనున్నట్లు లియోపాల్డ్‌విల్లిలో వ్యాపించిన వార్తలు నిజంకావని సమితి సెక్రెటరీ జనరల్ ప్రతినిధి ఒకరు నేడు అన్నారు.

శ్రీ దయాళ్‌పట్ల శ్రీ హామర్‌షెల్డ్‌కు పూర్తి విశ్వాసం కలదనీ, శ్రీ దయాళ్‌ను విమర్శిస్తే తనను విమర్శించినట్లుగా భావిస్తానని శ్రీ హామర్‌షెల్డ్ స్పష్టీకరించారనీ కూడా ఈ ప్రతినిధి అన్నారు.

ప్రెసిడెంట్ కసావుబూ చేసిన ఆరోపణలను శ్రీ హామర్‌షెల్డ్ క్రిందటివారంలోనే తిరస్కరించారు.

ఫ్రెంచిజెట్ విమానాల కొనుగోలు వార్త నిజంకాదు

ఎలిజబెత్‌విలీ, ఫిబ్రవరి 6—

ఫ్రాన్సునుంచి నాలుగు జెట్‌ఫైటర్ విమానాలు కటంగా ప్రెసిడెంట్ శ్రీ షోంబే కొన్నాడనీ, ఎన్నోవారంలో అవి కటంగాకు చేరనున్నవనీ లియోపాల్డ్‌విల్లిలో ప్రకటించబడిన వార్త నిజం కాదని కటంగాప్రభుత్వప్రతినిధి ఒకరు నేడు ప్రకటించాడు.

ఆంధ్రప్రభ

సచిత్ర వారపత్రిక

64 పేజీలు 15-2-61 25 న. పై.

పరికల్పం — నవల	.... కందుకూరి లింగరాజు
ఆపద్బాంధవ్యం — కథ	.... త్రిపురనేని గోపీచంద్
మరపురాని మనుషులు — కథ	.... శీలా వీర్రాజు
పసిడి మువ్వలు - పారాణి	.... నటరాజ రామకృష్ణ
కేదారగౌళ — కథ	.... శ్రీ విరించి
మా 'కార్లా' యాత్ర	శ్రీమతి కోమలం ద్వైరరాజన్
అంగారక గ్రహ యాత్ర	.... వసంతరావు వేంకటరావు

లోకాలోకనం - వార ఫలాలు - ఊహాగానం - సాముద్రికం

ప్రమదావనం

క్రాస్ స్టిచ్‌లో టేబుల్ క్లాత్	.... మాలతీ చందూర్
మా నేపాల్ యాత్ర	.... ఎ. కన్నతల్లి
జవాబులు	....

చిత్రప్రభ

సినీ లోకం పోకడ — వార్తలు

బాలప్రభ

కులాలుడు-కళామడు — గేయం	.... చిరంజీవి శర్మ
బంతి పువ్వు	.... ఇందిరాదేవి
అసరా అవసరం	.... "స్వరాపుల"

మధ్య పేజీలలో: భరణివారి 'బాటసారి' లో భానుమతి

అల్జీరియా తాత్కాలిక ప్రభుత్వ పరిగణన

కౌలాలంపూర్, ఫిబ్రవరి 6:—

అల్జీరియా తాత్కాలిక ప్రభుత్వం రాజధాని అల్జీరియా ముఖ్యపట్నంలో నెలకొల్పబడేవరకు, మలయా ప్రభుత్వం దానిని గుర్తించబోదని, మలయా ప్రధాని అబ్దుల్ రహమాన్ నేడు పార్లమెంటులో ప్రకటించారు.

గతనెల మలయాను సందర్శించిన అల్జీరియా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాని ఫెర్హాత్ అబ్బాస్, తన ప్రభుత్వాన్ని గుర్తించవలసినదిగా మలయా ప్రధానిని అడిగారు.

గడచినవారంలో 440 మంది విప్లవకారుల మృతి

అల్జీయర్స్, ఫిబ్రవరి 7:—

గడిచినవారంలో 440 మంది అల్జీరియన్ విప్లవకారులను చంపివేయడం, లేదా ఖయిదీలుగా పట్టుకోవడం జరిగిందని ఫ్రెంచి సైనిక ప్రతినిధి ఒకరు నిన్నరాత్రి ఇక్కడ వెల్లడించారు.

బోనే ప్రాంతంలో ఉవెద్—ఎల్—ఎబ్ అనే పట్టణానికి 4 మైళ్లదూరంలో గతవారం తీవ్రమైన సంఘర్షణ జరిగిందని, 26 మంది విప్లవకారులు చంపివేయబడ్డారని అతడు వివరించాడు. ఇతర ప్రాంతాలలోకూడా తీవ్రమైన సంఘర్షణలు జరిగినట్లు, 100 మందికిపైగా విప్లవకారులు చనిపోయినట్లు ఫ్రెంచి సైనిక ప్రతినిధి వెల్లడించాడు.

'ఆంధ్రప్రభ'కు ఆశీస్సులు

శ్రీ దేవరకొండ చిన్నికృష్ణశర్మ

శ్రీ కల్యాణపరంపరల్ కలుగుతన్, సిద్ధించుతం గామితా
స్తోకౌన్నత్యములం బిరాయువును, సంస్తుత్యాంధ్రవాణీ సమ
ర్చా కార్యక్రమ నిర్విరాములకు, స్వస్వార్థోక్తి ధర్మప్రతి
ష్ఠాకాంక్షా సహజాత సర్వసమతా సంశోభితా ర్యాళికిన్.
అహరహంబు జగతి ఆంధ్రుల కెరిగించి,
యాంధ్రులకు జగత్కథాలి వినిచి,
యైకమత్య మూలమైన యాంధ్రప్రభ
శుక్లపక్ష చాంద్రిజోడుగూడు.

తాజా వార్తలు

వియంటియన్, ఫిబ్రవరి 7:—

లావోస్ రాజధాని నగరమయిన వియంటియన్ పరిసర ప్రాంతంలో చెదురుగా కమ్యూనిస్టు అనుకూల పథెట్‌లావో గెరిల్లా చర్యలు జరుగుతున్నప్పటికీ రాజధానికి యింతలో ఏలాంటి ప్రమాదం లేదని తెలియజేయబడింది.

• • •

కరాచీ, ఫిబ్రవరి 7:—

'ఆజాద్ కాశ్మీర్' — చైనా సరిహద్దు నిర్ణయం విషయమై చైనాతో సంప్రదింపులు జరపటానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించినందుకు భారతప్రభుత్వం తెలియజేసిననిరసనపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్ విదేశాంగమంత్రిత్వ శాఖ నిరాకరించింది.

• • •

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 7:—

నేడు ఇండోనేషియా ప్రతినిధి ఉపన్యాసం అనంతరం భద్రతా సంఘం సమావేశం వాయిదా వేయబడింది. రేపు ఉదయం గం. 1—30లకు తిరిగి సమావేశమౌతుంది.

• • •

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:—

తృతీయ ప్రణాళికా కాలంలో 50 లక్షలమంది భూవసతి లేని కార్మికులకు భూవసతి కల్పించబడుతుందని అధికారికంగా తెలుస్తున్నది. ప్రణాళికా సంఘం ఈ పథకానికిగాను రు. 40 కోట్లు కేటాయించి, సమగ్రపథకం రూపొందించబడుతున్నది. భూమిని పంపిణీచేయుటం మాత్రమే కాక, ప్రతి కుటుంబానికీ గృహ నిర్మాణానికి స్థలం వ్యవసాయ రంగంలోనూ, పరిశ్రమలలోనూ, ఉద్యోగ అవకాశాలు కల్పించటం, ఈ పథకం అమలు పరచటం వలన కలుగుతుంది. ఈ పథకంలోని కార్యక్రమాలు అమలుపై విషయపర్యవేక్షణకుగాను ప్రణాళికా సంఘంలో ఉన్నతాధికారాలుగల ఒకకేంద్రబోర్డు అదేవిధంగా రాష్ట్రాలలోకూడా బోర్డులు ఏర్పాటు చేయబడతాయి. కేంద్ర బోర్డులో ఆహార, వ్యవసాయ, సమాజాభివృద్ధి సహకార మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ప్రణాళికా సంఘ ప్రతినిధి పార్లమెంటు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వుంటారు.

శ్రీమతి మృదులాబాయ్‌పై కాశ్మీర్ ప్రభుత్వం ఆంక్ష

జమ్మూ, ఫిబ్రవరి 7:—

కాశ్మీర్ ప్రభుత్వం నేడు, మృదులాసారాబాయ్ ఒక ఏడాదివరకు జమ్మూ—కాశ్మీర్ రాష్ట్రంలో వుండరాదని బహిష్కరిస్తూ, దేశ రక్షణ నిబంధనల 4 సి. సెక్షన్‌క్రింద, ఆంక్ష విధించింది. ఆమె కావించే చర్యలవల్ల రాష్ట్ర భద్రతకు చేటు కలుగుతుందని ప్రభుత్వం భావించినది.

ఢిల్లీ క్రికెట్ టెస్ట్:

రేడియో ప్రత్యక్ష సమీక్ష వేళలు

విజయవాడ, ఫిబ్రవరి 7:—

ఢిల్లీలో రేపటినుండి జరుగబోయే క్రికెట్ టెస్టు ఆటపై ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం చేయగ, ప్రత్యక్ష వ్యాఖ్యానం, విజయవాడ కేంద్రం కూడా 8, 9, 12, 13 తేదీలలో ఉదయం 10.25 నుండి 12—30 వరకు మధ్యాహ్నం 2 నుండి 3—30 వరకూ, మళ్ళీ 4—15 నుండి 4—55 వరకు రిలే చేయగలదు.

11 వ తేదీన మాత్రం మధ్యాహ్నం రిలే 3—50 నుండి 4—55 వరకు జరుగును.

ఢిల్లీ టెస్టులో పాల్గొనే భారతీయ జట్టును నేడు సెలక్షన్‌కమిటీచైర్మన్ శ్రీ విజయ హజారే ప్రకటించారు. అందులో నున్నవారు: ఎం. జె. కాంట్రాక్టరు ('కెప్టెన్), ఎం. ఎల్. జయసింహ ఆర్. ఎఫ్. సుర్తి, వి. ఎల్. మజేకర్, పి. ఆర్. ఉమ్రిగర్, సి.జి. బోర్డే, శ్రీ ఎ. జి. మిల్ఖాసింగు, ఆర్. జి. నాద్‌కర్ణి, ఆర్. బి. దేశాయ్, బి. కె. కుందేరాం, (వికెట్ కీపర్), వి. వి. కుమార్, పన్రెండవ ఆటగాడు, ఒ. సర్దేశాయ్.

మహబూబ్‌నగర్‌జిల్లా సమితి ప్రెసిడెంట్ ఆదర్శం

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7:—

శాసనమండలి సభ్యుడు, జిల్లా పరిషత్తు అధ్యక్షులు శ్రీ రామచంద్రారెడ్డి, తాను నెలకు వందరూపాయల చొప్పున పొదుపు ఉద్యమ దృష్ట్యా పొదుపుచేయగలనని అలాగే ప్రతి పంచాయితీ సభ్యులు నెలకు 25 రూ. లు పొదుపు చేయాలని విజ్ఞప్తిచేశారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 7:—

నేటి క్లోజింగ్	32.13
నేటి ఓపెనింగ్	32.06

రోజువారీ కూలీల జీతభత్యాలు

:x:

పే కమిషన్ సిపార్సులకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:—

రోజువారీ కూలీల జీత భత్యాలకు, సంబంధించి వేతనాలసంఘం చేసిన సిఫార్సులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించింది.

వేతనాలసంఘం సిఫార్సులను అనుసరించి రోజువారీ పనివారికి మార్కెట్‌లో ఏరేటుఉన్నదో ఆరేటునే చెల్లించాలి. కాని, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించిన కనీస వేతనాలకంటె మార్కెట్ రేటు తక్కువగా ఉంటే, ఆకనీస వేతనాలనే చెల్లించాలి.

కేంద్రప్రభుత్వం ఈనిర్ణయాన్ని వివిధ మంత్రిత్వశాఖలకు, వివిధ పరిపాలనా శాఖలకు తెలియజేసింది కూడా.

వేతనాలసంఘం చేసిన ఈక్రింది నిర్ణయాలను కూడా ఆర్థికమంత్రిత్వశాఖ ఆమోదించినది.

1. రోజువారీ పద్ధతిపై నియమించే కూలీలను రోజువారీ పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలి.

2. సెలవుల విషయంలో, పనిగంటల విషయంలో, రాత్రివేళల పనివిషయంలో, ఓవర్ టైమ్ చెల్లింపుల విషయంలో, 1950లో కేంద్రప్రభుత్వం జారీచేసిన కనీస వేతనాల నిబంధనలవల్ల కలిగే లాభాలను కనీస వేతనాల చట్టం వర్తించని రోజువారీ కూలీలతో సహా, అందరు కూలీలకు వర్తింపజేయాలి.

భద్రతాసంఘ సమావేశం

కాంగోపై చర్చ

మిత్రరాజ్యసమితి, న్యూయార్క్, ఫిబ్రవరి7:—

కాంగో సమస్యపైన చర్చను తిరిగి ప్రారంభించడానికిగాను భద్రతాసంఘం యువాళ గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం సాయంత్రం 3 గం.టల 53 నిముషములకు (భారతీయ కాలమానంప్రకారం) సాయంత్రం 9 గం. 23 నిముషములకు) సమావేశమయింది.

సమావేశానికి సర్ పాట్రిక్‌డీన్ (బ్రిటన్) అధ్యక్షత వహించారు.

కాంగోలో సమస్యా పరిష్కారానికి సమితి సెక్రటరీజనరల్ శ్రీ హామర్‌షెల్డ్ ప్రతిపాదనలు నిర్మాణాత్మకంగా వున్నవని లిబియా ప్రతినిధి మొహిద్దీన్ ఫెకిని అన్నారు.

యుగోస్లావియా ప్రతినిధి మిసోపావిసెవిక్ మాట్లాడుతూ, శ్రీ లుముంబాను తక్షణం విడుదలచేసి, నిరాటంకంగా ఆయన తన రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకోనివ్వడం అవసరమని అన్నారు.

"ప్రచ్ఛన్న యుద్ధం విషయంలోగాక, వలసతత్వం విషయంలో" అన్నిదేశాల విధానాలు వెలకట్టడానికి కాంగో అత్యుత్తమ సాధనమని కూడా ఆయన అన్నారు.

గినియా ప్రతినిధి డయాలో టెల్లీ మాట్లాడుతూ, కాంగో విషయంలో కాసబ్లాంకా తీర్మానాన్ని సమితి అమలుజరపాలని కోరారు.

చతుస్సూత్ర పథకం

సమితిలో అమెరికన్ ప్రతినిధి స్టీవెన్సన్‌చే ప్రతిపాదన

సమితి, ఫిబ్రవరి 7:—

కాంగోలీస్ సమస్యా పరిష్కారానికి సమితిలో అమెరికా ప్రతినిధివర్గ నాయకుడైన అడ్లాయ్ స్టీవెన్‌సన్ నాలుగు అంశాల పథకాన్ని ఒకదానిని ఇవాళ సూచించారు.

సమితిలో సోవియట్ ప్రతినిధి వలేరియన్ జోరిన్ తోనే డిక్కడ సమావేశమై, నప్పుడు ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

అమెరికా ప్రతిపాదనపట్ల జోరిన్ వైఖరి అనుకూలంగా ఉన్నట్లు అభిజ్ఞవర్గాలవారు సూచించారు. స్టీవెన్‌సన్ జోరిన్‌ల సమావేశం రెండు గంటలసేపు జరిగింది. స్టీవెన్‌సన్ ముఖ్య చర్యలను తీసుకొనవలసి వున్నదని సూచించినట్లు తెలుస్తున్నది.

1. కాంగోలోని అన్ని సాయుధ బలాల నిరాయుధీకరణ, 2. కాంగోలీస్ పార్లమెంటు సమావేశం ఏర్పాటు, 3. పాట్రిస్ లుముంబా, తదితర రాజకీయ నాయకుల విడుదల, 4. కాంగోనుంచి బెల్జియను వర్గాల ఉపసంహరణ,

ఈ కార్యక్రమాన్ని గురించి స్టీవెన్‌సన్ — జోరిన్‌లు సుదీర్ఘ చర్చ జరిపారు. సాయుధబలాల నిరాయుధీకరణ గురించి, దానిని సాధించే పద్ధతులను గురించి వీరు ప్రధానంగా చర్చించారు. ఈ సంభాషణలు శ్రీ స్టీవెన్‌సన్‌కు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

కివూరాష్ట్రాన్నుంచి యూరపియన్‌ల నిష్క్రమణ

ఉసుంబురా, ఫిబ్రవరి 7:—

కివూరాష్ట్రం లుముంబా పక్షపు అనిసెట్ కషమురా వశమైనప్పటినుంచీ, యూరోపియన్‌లు ప్రవాహంగా అక్కడినుంచి వెళ్లిపోతున్నారని బెల్గా వార్తాసంస్థ ఇవాళ ప్రకటించింది.

కివూ రాష్ట్రంలో కొద్ది కాలం క్రిందట మొత్తం వెయ్యిమంది యూరపియన్‌లు వుండగా ఇప్పుడు 150 మంది మాత్రమే వున్నట్లు అంచనా వేస్తున్నారు.

సాంకేతిక సిబ్బందిలో నూటికి 65 మంది, పరిపాలక శాఖలో పనిచేస్తున్న వారిలో నూటికి 85 మంది రాష్ట్రాన్ని వదిలి వెళ్లినట్లు ఈవార్తా సంస్థ అంచనా వేసింది.

"రువాండా రిపబ్లిక్" పట్ల బెల్జియం వైఖరి

రిపబ్లిక్‌గా తనకుతాను ప్రకటించుకున్న రువాండాపట్ల వేదిచూపే వైఖరి బెల్జియన్ అధికారులు అవలంబిస్తున్నారని రువాండా ఉరుండీలోని బెల్జియన్ రెసిడెంట్ జనరల్ సమితి ధర్మకర్తృత్వ సంఘానికి ఇవాళ తెలియజేశారు. రువాండా ఉరుండీ బెల్జియన్ పరిపాలన క్రింద నున్న సమితి ధర్మకర్తృత్వ ప్రాంతం.

స్పుత్నిక్ సంకేతాలు

రష్యన్లు రహస్యంగా వింటున్నారా?

సిడ్నీ, ఫిబ్రవ 7రి:—

రష్యావారు తమ ఉపగ్రహ ప్రయాణ విశేషాలు రహస్యమయిన వేవ్‌కింగును ఉపయోగించి తెలుసుకుంటూండి ఉండవచ్చునని సిడ్నీ సమీపాన కల బెస్ఫీల్డ్ వేధశాల ప్రతినిధి ఒకరు అన్నారు.

మాస్కో రేడియో దేశీయ ప్రసారాలశాఖ (భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఎనిమిదిన్నర వరకు) ఈ ఉపగ్రహాన్ని గూర్చి ఒక్క మాటకూడా ప్రకటించలేదు. మాస్కోనుంచి ఇంగ్లీషుభాషలో వెలువడిన ప్రసారం ఒకటి, ఈ ఉపగ్రహం బరువు 1957లో మొట్టమొదటిసారి ప్రయోగించిన ఉపగ్రహం బరువుకంటే 77 రెట్లు అధికమనీ, ప్రతి ప్రయోగంవల్ల మానవుని రోదసీయాత్ర "దగ్గరపడిం" దనీ, మాత్రం తెలియచేస్తున్నది.

తారాసింగ్ ఫతేసింగ్‌లకు ఢిల్లీలో స్వాగతం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:—

అకాలీదళ నాయకులు ఫతేసింగు, మాస్టర్ తారాసింగులు నేడు యిక్కడకు వచ్చిన సందర్భంలో వారికి శిశుగంగ్‌లో సిక్కులు స్వాగతమిచ్చారు. సుమారు పదివేలమంది సిక్కులు వారికి జయజయ ధ్వానాలిస్తూ స్వాగత మిచ్చారు.

సంగ్రహ ప్రకటనలు

వేలం ప్రకటన

కృష్ణా జిల్లా పరిషత్ ఆఫీసులో నున్న జిల్లా పరిషత్ (లోకలు ఫండు) రేవుల వద్ద 1961—62 సంవత్సరములో సుంకములు వసూలు చేసుకునే హక్కును, కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్‌గారివల్లగాని, వారి అనుమతిని పొందిన వారివల్లగాని 1961 వ మార్చి 2, 4, 6, 8 వ తేదీలలో వేలం వేయబడును. పాటలలో పాల్గొనదలచినవారు తాలూకా తహశీల్‌దారుగారి వద్దనుండి సాల్వెన్సీ-సర్టిఫికెట్టును పొంది వేలము కాలమందు వేలము వేయు ఆఫీసరువద్ద దాఖలు చేసుకొనవలెను. అట్లు దాఖలు చేయనివారు పాటపాడుటకు అర్హులు కారు. పాట స్థలములు వగైరా పూర్తి వివరములు కోరువారు కృష్ణాజిల్లా పరిషత్ ఆఫీసులో గాని, జిల్లా పరిషత్ అసిస్టెంటు ఇంజనీర్లు, చింతలపూడి, విజయవాడ, లో గాని లేదా జిల్లా పరిషత్తు సూపరవైజర్ల ఆఫీసులలోగాని తెలుసు కొనవచ్చును.

(సం.) టి. రామలింగస్వామి, సెక్రటరి.
కృష్ణాజిల్లా పరిషత్‌ఆఫీసు, చిలకలపూడి.

ప్రకటన

పాలకొల్లు మునిసిపాలిటీ

పాలకొల్లు పురపాలక సంఘము యొక్క చి. 30—12—60 తేదీ నెం. 525 గల తీర్మానము ననుసరించి ప్రస్తుతము అమలులో నున్న సేలు నోటిఫికేషనున్ను ఈ క్రింది సవరణలతో 1961—62 సం. మునకు అమలులోనికి వచ్చును. 13 నిబంధనను పూర్తిగ రద్దుపరచి దానికి బదులు "మార్కెట్టు వగైరా స్థలముగా నిర్దేశింపబడిన ప్రదేశములకు పాటకు యిచ్చిన స్థలముమీద గవర్నమెంటుకు ఇవ్వవలసిన అసెస్మెంటు (గ్రౌండు రెంటు గవర్నమెంటువారు నిర్ణయించిన ప్రకారము పాటదారే భరించవలెను. గాని మున్సిపల్ కౌన్సిలుకు సంబంధము లేదు" అని చదవవలెను.

బండ్లదొడ్లు — ఇదివరలో నున్న రేట్లు పూర్తిగా రద్దుపరచి వాటికి బదులు—
"పంటెద్దు బండి 1 కి రు. 0—06.
రెండెడ్ల బండి 1 కి రు. 0—12.
జట్కా బండి తదితరబండి 1కి రు. 0—12 అని చదవవలెను.

మోటారు బండ్ల దొడ్లు :—
"మోటారు, లారీ బండ్లదొడ్డి యేవిధమైనను మోటారు బండికైనను, లారీబండికైనను రు. 0—25 లు" బదులు "మోటారు, లారీ, ట్రాక్టరు, బండ్ల దొడ్లలో యేవిధమయిన మోటారు బండికైనను, లారీ బండికైనను, ట్రాక్టరుబండికైనను రు. 0—25లు" అని చదవవలెను.

(సం.) ఆర్. రామానుజులునాయ్డు, కమీషనరు.

ప్రకటన

పాలకొల్లు మునిసిపాలిటీ

1961—62 సం. మునకు పాలకొల్లు మునిసిపాలిటీలోని — (1) శనివారపు మార్కెట్టు (2) పశువుల మార్కెట్టు (3) దినవరిమార్కెటు (4) బండ్ల దొడ్లు (5) మోటారు స్టాండు (6) గ్రౌండ్ వధశాల (7) పశువుల వధశాలలో ఫీజు వసూలు చేసుకొనే హక్కు (8) పగర వీధులలో తదితర స్థలములలో ఎరువు తీసుకొనే హక్కున్నూ, ఉల్లంపరు (గ్రామములోని పల్లపు భూమి వేలం హక్కున్నూ, హైస్కూలు, శాంతరువర్క్సు కాంపౌండులోని తదితర ప్రదేశము లందు చెట్ల ఫలసాయము, డైలీ మార్కెట్ స్టాల్సు వగైరా మున్సిపల్ ఆఫీసులో ది. 21—2—61 తేదీ మంగళవారం (అవసరమయిన తదితర రోజులలోనున్నూ) పగలు 2 గంటల లగాయితు మునిసిపల్ కమీషనరు వారివల్లగాని, వారివల్ల అధికారము పొందినవారివల్లగాని బహిరంగముగా వేలము వేయబడును. వేలము షరతులు తదితర వివరములు ఆఫీసు పనిచేయు కాలమందు ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

(సం.) ఆర్. రామానుజులునాయుడు, కమీషనరు.

నోటీసు

కల్యాణదుర్గం పంచాయతీ ఆఫీసు

1961—62 సం. ఈ పంచాయితీకి చెందిన (1) పిక్లీ మార్కెట్టు (2) కార్టు స్టాండు (3) బస్సుస్టాండు (4) స్లాటర్‌హౌస్ (5) మటన్ స్టాల్స్ (6) బందెలదొడ్డికట్ట (7) ఆకుంకట్ట 2, ప్లాట్లు (8) లారీస్టాండు (9) రోడ్డు మార్జనుల యొక్క ఫీజును వసూలు చేయు హక్కును 22—2—61 వ, తేదీ సాయంకాలము 3గంటలకు కల్యాణదుర్గం పంచాయితీ ఆఫీసునందు సదరు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారి వలన బహిరంగముగ వేలము వేయబడును. వేలములో పాటపాడదలచినవారు సాల్వెన్సీ సర్టిఫికెట్టు కలవారు మాత్రమే వేలములో పాల్గొనవలెను. డిపాజిట్లు మొత్తములు చెల్లించనిదే వేలములో పాట పాడుటకు అర్హులుకారు.

(సం) పి. చెన్నారెడ్డి, ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

నోటిఫికేషన్

కల్యాణదుర్గం పంచాయతీ

1960—61 సంవత్సరమునకు కల్యాణదుర్గం పంచాయితీ స్వీపర్లీ, తోటలకు యూనిఫారము దుస్తులను సప్లయిచేయు విషయములో సీలుచేయబడిన టెండర్లను 20—2—61 తేదీ సాయంకాలము 5 గంటల లోపల సదరు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారికి చేరునట్లు పంపుకొనవలెను. టెండరు డిపాజిట్టు రూ. 25— చెల్లించి టెండరు పంపుకొనవలయును. డిపాజిట్లు చెల్లించనివారి టెండర్లు అంగీకరింపబడవు. టెండరు వివరములను కోరువారు ఆఫీసు పనిచేయుకాలమున పంచాయితీ ఆఫీసుకు వచ్చి తెలుసుకొనవచ్చును.

(సం) పి. చెన్నారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

పరిశ్రమల అభివృద్ధికి ఇటలీ ఋణ సహాయం

దీర్ఘకాలిక పద్ధతిపై ఏర్పాటుచేయవలసిందిగా శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5:— పారిశ్రామిక రంగంలో, ఇండియా ఇటలీల పరస్పర సహకార కృషిని తగువిధంగా ప్రోత్సహించే నిమిత్తం, ఇటలీ, ఇండియాకు దీర్ఘకాలిక ఋణాలను ఇవ్వవలసిన ఆవశ్యకతను కేంద్ర మంత్రులు శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి, మనుభాయ్‌షా నేడిక్కడ ఇటలీ ఆర్థిక రాయబార వర్గ నాయకులతో చర్చించినట్టు తెలియ వస్తున్నది.

ఇటలీ క్రొత్త చట్టం ప్రకారం పదిసంవత్సరాల ఋణంఇచ్చే అవకాశం ఉన్నదని, ఇటలీ ప్రతినిధి వర్గ నాయకుడు శ్రీ ఎమిలియో బాటిస్టా తెలియజేయగా, కనీసం 15, 20 సంవత్సరాల వరకైనా ఋణకాలాన్ని పొడిగించవలసిందిగా శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇటలీ ప్రతినిధికి విజ్ఞప్తి చేశారు.

ఇందుకు అనుగుణంగా ఇటలీ చట్టాలు సవరించే ప్రయత్నం చేయడానికి ఆదేశం ప్రతినిధి అంగీకరించినట్టు కూడా తెలుస్తున్నది.

ఇండియా పారిశ్రామికాభివృద్ధిలో ఇటలీ చేయగల సహకారాన్ని గురించి ఉభయదేశాల ప్రతినిధులు ముఖ్యంగా చర్చించారు.

ఇండియా వస్తువులను ఇటలీ మరింతగా కొనుగోలుచేసే విషయం కూడా చర్చలలో ప్రస్తావనకు వచ్చింది.

ఇటలీ ఆర్థిక రాయబారవర్గానికి కేంద్ర మంత్రి శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి స్వాగతం చెబుతూ, ప్రసిద్ధ ఇటలీ పారిశ్రామికులూ, వణిక్ప్రముఖులూ, భారతదేశంలోని ఆర్థిక పారిశ్రామికాభివృద్ధిని స్వయంగా పరికించడానికై ఇక్కడకు రావడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తున్నదని అన్నారు.

ఏడుగురు ఆఫ్రికన్ల మరణం

అంగోలాలో పోలీసులతో జరిగిన సంఘర్షణలో

లిస్బన్, ఫిబ్రవరి 6:— పశ్చిమ ఆఫ్రికాలోని పోర్చుగీసు వలసప్రాంతమైన అంగోలా రాజధాని లువాండాలో నిన్నను కొట్లాటలలో మరణించిన పోలీసులు, సైనికులు ఆరుమందికి అంత్యక్రియలు జరుపుతున్న ప్రదేశాన రక్షణ పోలీసులకు తిరుగుబాటు దారులకుమధ్యజరిగిన తుపాకియుద్ధంలోఏడుగురు ఆఫ్రికనులు మరణించారు.

ఈ వారాంతాన జరిగిన కొట్లాటలకు బాధ్యులైనవారిని తీవ్రంగా శిక్షిస్తామని పోర్చుగీస్ గవర్నర్ జనరల్ బెదిరించారు.

ఈ అంత్యక్రియలకు హాజరైన వేలకొద్దీ మందిలో తిరుగుబాటుదారులుకూడా వున్నట్లు రహస్య పోలీసులు కనిపెట్టడంతో పోరు ప్రారంభమయిందని పోర్చుగీస్ వార్తాసంస్థ లూసిటానియా తెలియజేసింది. తిరుగుబాటు దారులే ముందు కాల్పులు ప్రారంభించారనికూడా ఈ వార్తాసంస్థ తెలియజేసింది.

నిన్నటి సంఘటన సందర్భాన తిరుగుబాటు దారులు 14 మందిలోను 13 మంది చంపబడినట్లు, చాలామంది గాయపడినట్లు తెలుస్తున్నది. నిన్నటి అల్లర్ల సందర్భాన ప్రభుత్వ భవనాలపైన దాడులుకూడా జరిగినవి.

తెల్లవారిముఖాలకు నల్లరంగు

కొట్లాటల అనంతరం నిర్బంధంలో వుంచబడిన వారిలో ఐదుగురు శ్వేత జాతీయులనీ, ఇతరులు గుర్తించడానికి వీలులేకుండా ఆఫ్రికన్ తిరుగుబాటుదారులలో కలిసిపోవడానికి గాను వీరు తమ ముఖాలకు నల్లరంగు పూసుకున్నారని లూసిటానియా వార్తాసంస్థ తెలియజేసింది.

తిరుగుబాటుదారులలో చాలామంది పోర్చుగీసు జాతీయులు కారని కూడా ఈ వార్తాసంస్థ తెలియజేసింది.

"శాంటా మేరియా" ఉదంతంతో సంబంధం?

అంగోలా అల్లర్లకు, ప్రవాసంలో నున్న ప్రతిపక్ష నాయకులు గతవారంలో "శాంటా మేరియా" నౌకను స్వాధీనం చేసుకోవడానికి సంబంధం వున్నదని లిస్బన్ పత్రికలు వ్రాసినవి.

పోర్చుగల్‌కు ఖండాంతర రాలలోగల అతివిస్తృతమైన, అత్యంత ఫలవంతమైన ప్రాంతం అంగోలా. "శాంటా మేరియా" నౌకను స్వాధీన పరుచుకున్న కెప్టెన్ హెన్రిక్ గాల్వావో వెడుతున్నది ఇక్కడికేనని ఒకప్పుడు వార్తలు వెలువడినవి. బ్రెజిల్‌లోని రిసిఫీ రేవుకు ఆయన తన నౌకను మళ్లించడానికి పూర్వం ఈవిధమైన వార్తలు వెలువడినవి.

ఈ అల్లర్ల అనంతరం కొందరిని నిర్బంధంలో వుంచారు. అయితే ఇలా ఎందరిని నిర్బంధములో ఉంచారో వెల్లడికాలేదు.

రాజధాని అయిన లువాండాలోని రేడియో కేంద్రంపైన, పోలీసు బారకాసులపైన, అల్లర్ల సందర్భాన దాడులు జరిగినట్లు ఇక్కడికి చేరిన వార్తలవల్ల తెలుస్తున్నది.

'ప్రావ్దా' లో వ్యాసం

పోర్చుగల్‌లోని అమానుష పరిపాలన, దానివలస ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నదని సోవియట్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక "ప్రావ్దా"లో ఇవాళ వెలువడిన ఒక వ్యాసం సూచిస్తున్నది.

మారియో డి ఆండ్రేడ్ అనే ఆయన వ్రాసిన వ్యాసమిది. "అంగోలా విముక్తి ప్రజా ఉద్యమ" అధ్యక్షుడీయన. పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థ దాని వలస ప్రాంతాలను దోచుకు తినడంపైన ఆధారపడి వున్నదనీ, స్వాతంత్ర్య ప్రదానం విషయంలో పోర్చుగల్ పరిపాలకులు "మొండిగా వ్యతిరేకతను" ప్రదర్శించడానికి ఇదేకారణమనీ ఆయన వ్రాశారు.

స్వాతంత్ర్యానికై పోర్చుగీసు వలస ప్రాంతాలలో పోరాటం ఇందువల్లనే ఇంకా ఇంకా క్లిష్టమవుతున్నదని కూడా ఆయన వ్రాశాడు.

అంగోలాలోని ఆఫ్రికనులలో నూటికి 99 మంది ఏవిధమైన హక్కులు — పౌర హక్కులు గాని, రాజకీయ హక్కులుగాని — లేవనీ, "పోర్చుగీసు దురాక్రమణ పరులకు" వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన సాగుతున్నదనీ ఈ వ్యాసం వివరిస్తున్నది.

రెండు నేపాలీ పత్రికలపై ప్రభుత్వ నిషేధం

మహేంద్రరాజు ఉత్తర్వు

ఖాట్మండూ, ఫిబ్రవరి 6:— నేపాల్ ప్రభుత్వం, రెండు నేపాలీ వార్తాపత్రికలను నిషేధిస్తూ నేడొక ఉత్తరువు జారీ చేసింది.

ఈ ఉత్తరువుపై సంతకంచేసిన ఖాట్మండూ మాజిస్ట్రేటు ఈ చర్యకు కారణాలను తెలపలేదు.

నేపాల్ పత్రికలు క్రొత్త ప్రభుత్వాన్ని విమర్శించడంవల్ల ప్రభుత్వాన్ని రెచ్చగొట్టినట్లు అవుతుందని హోంమంత్రి శ్రీ బి.బి. థాపా ఇటీవల ఒక ప్రకటన చేశారు.

మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో లోక కార్యక్షేత్రాల జాతీయగోష్ఠికి ఈనెల 3 న ప్రిన్సుముకరంజా ప్రారంభోత్సవం చేశారు.

తృతీయ ప్రణాళికాకాలంలో ఆరోగ్య పథకాలకు ఖర్చు

రు.350కోట్లపరిమితికంటె తక్కువ కేటాయించరాదని కేంద్ర ఆరోగ్యమండలి సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:— తృతీయ ప్రణాళికలో ఆరోగ్యాభివృద్ధి పథకాలకు ప్లానింగ్ కమిషన్ సూచించిన 300 కోట్ల రూపాయలు మించి కేటాయించాలని, కనీసం 350 కోట్ల రూపాయలకు ఈ ఖర్చును పరిమితం చేయాలని కేంద్ర ఆరోగ్యమండలి సిఫారసు చేసింది.

రెండురోజులపాటు జరిగిన కేంద్ర ఆరోగ్య మండలి సమావేశాలు నిన్నటితో పూర్తి అయ్యాయి. ఈ సమావేశాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ డి. పి. కర్మార్కర్ అధ్యక్షత వహించారు.

ఆరోగ్యాభివృద్ధి పథకాలకు 350 కోట్ల రూపాయలకంటె తక్కువ కేటాయించరాదని, తక్కువ మొత్తాన్ని కేటాయించడం జరిగితే ద్వితీయ ప్రణాళికాకాలంలో ప్రారంభించిన కార్యక్రమాలను యథాతథంగా కొనసాగించడం సాధ్యపడదని కేంద్ర ఆరోగ్యమండలి స్పష్టంచేసింది.

ద్వితీయ ప్రణాళికలోవలెనే రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ఆరోగ్యాభివృద్ధి పథకాలను అమలుజరపడంలో తోడ్పడాలని చాలామంది సూచించారు. 1961—62 లో వివిధ కార్యక్రమాలకు కేటాయించిన మొత్తం సహాయంతోనే ఇదివరకు సాధించిన పరిమితిస్థాయికి తక్కువకాకుండా వివిధకార్యక్రమాలు అమలు జరిగేటట్లు చూడాలని సూచించారు.

మలేరియా, మసూచివంటి అంటువ్యాధుల నిర్మూలన కార్యక్రమాలను ఏ పరిస్థితిలోను కుంటుపడకుండా చూడడం అవసరమని ఆరోగ్య మండలివారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలను అమలుజరపడంలో ఎంతో అభివృద్ధి జరిగినందున, తృతీయ ప్రణాళికా కాలంలోకూడా అంటువ్యాధుల నిర్మూలన కార్యక్రమాలను దేశమంతటా క్రమబద్ధంగా అమలు జరపడం అవసరమని పేర్కొన్నారు.

పట్టణాలలోను, గ్రామాలలోను నీటిసరఫరా కార్యక్రమాలకు మరింత ఎక్కువ మొత్తాన్ని కేటాయించాలని సూచించారు.

వివిధరాష్ట్రాలలో అమలుజరిగే మసూచి నిర్మూలన నమూనా పథకాలను పరిశీలించిన అనంతరం అనుకున్న కాలపరిమితిలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కోరారు.

మలేరియా నిర్మూలన కార్యక్రమం పూర్తి అయిన తరువాత మిగిలే ఉద్యోగులను ఉపయోగించుకొనే విషయమై కొంత చర్చ జరిగింది.

దేశమంతటా పాఠశాలలలో మధ్యాహ్నంపూట భోజనాలనుపెట్టే కార్యక్రమాన్ని సాధ్యమయినంత ఎక్కువగా అమలు జరపాలని, ఈ సందర్భంలో మద్రాసు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆదర్శాన్ని పాటించాలని సూచించారు.

వివిధ ప్రాంతాలలో మండల ఆరోగ్య సమితులను నెలకొల్పడం మంచిదని కూడా వీరు సూచించారు.

వేగంగా పయనించే విమానాలు

ఈ ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభంకాగలదని రక్షణమంత్రి వెల్లడి

బెంగుళూరు, ఫిబ్రవరి 7:— అధికవేగంతో ప్రయాణంచేసే ఒకవిమానం నమూనాను బెంగుళూరు విమానాల కర్మాగారంలో రూపొందించడం జరిగిందని, ఈసంవత్సరంలోగా ఉత్పత్తి ప్రారంభం కాగలదని రక్షణమంత్రి శ్రీ వి.కె. కృష్ణమీనన్ నిన్న ప్రకటించారు.

పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ జెట్ ఇంజన్‌ను రూపొందించారని, రెండు మూడునెలలలో ఈ ఇంజన్ల ఉత్పత్తి ప్రారంభం కాగలదన్నారు. ఆవ్రో 748 ట్రాన్సుపోర్టు విమానాలకు అవసరమైన రోల్స్‌రాయిస్ యింజన్లు కూడా ఈకర్మాగారంలో ఉత్పత్తి కాగలవన్నారు.

రైలుపెట్టెల కర్మాగారంలో నెలకు 20 పెట్టెలనుండి 24 పెట్టెలవరకు ఉత్పత్తి పెరిగిందని శ్రీ కృష్ణమీనన్ వెల్లడిచేశారు.

రక్షణమంత్రి భారత్ ఎలక్ట్రానిక్ కర్మాగారాన్ని దర్శించారు. 12 రకాల రేడియోవాల్వులు ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నవని, ప్రస్తుతం అయిదు లక్షల వాల్వులు ఉత్పత్తికాగా, రెండు సంవత్సరాలలో 20 లక్షల వాల్వులు ఉత్పత్తి కాగలవని శ్రీ కృష్ణమీనన్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 30 లక్షల వాల్వులు తయారుచేయగల శక్తి ఉన్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 50 లక్షల రూపాయల మేరకు దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది.

1963 నాటికి రేడియో వాల్వుల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించగలమని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. రేడియోవాల్వుల ఖరీదు ఒక్కొక్కదానికి నాలుగు రూపాయలు.

100 రూపాయలు ఖరీదుచేసే రేడియో సెట్టు నమూనాను తయారుచేశారని రక్షణ మంత్రి వెల్లడిచేశారు.

'బోధనాభాషగా ఆంగ్లేయం కొనసాగింపు అనుచితం"

శాంతినికేతనం గ్రామ పునర్నిర్మాణశాఖ వార్షిక సభలో డాక్టర్ శ్రీమాలి ఉద్ఘాటన

శాంతినికేతనం, ఫిబ్రవరి 6— పాఠశాలలలోను, విశ్వవిద్యాలయాలలోను ఆంగ్లేయాన్ని బోధనాభాషగా అట్టిపెట్టవలెనని అనడం అర్థరహితమని కేంద్ర విద్యామంత్రి డాక్టర్ శ్రీమాలి నేడిక్కడ విమర్శించారు.

శాంతినికేతనంలోని గ్రామీణ పునర్నిర్మాణ విభాగం 39 వ వార్షికోత్సవ సందర్భంలో ఉపన్యసిస్తూ డాక్టర్ శ్రీమాలి పైవిధంగా విమర్శించారు.

ఆయన తన ఉపన్యాసంలోఇంకా ఇలా అన్నారు: "మన సంస్కృతిని అభివృద్ధి చేసుకోడానికి మనదేశ భాషలు తగిన సాధనాలుకావని అనుకొనడం అవివేకం. ఇతరభాషలనుంచి అరువు తెచ్చుకునే మనస్తత్వాన్ని మనం వదిలిపెట్టాలి.

ఒక శతాబ్దకాలంపాటు మనం స్వభాషలకు తగుప్రాధాన్యం ఇవ్వబడలేదని ఆందోళన సాగించాము. బ్రిటిష్ ప్రభుత్వం విదేశభాషలను మన నెత్తిపై రుద్దిందని విమర్శించాము. స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతనైనా మనం మన స్వభాషలను అభివృద్ధి కావించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

దేశంలో భాషావైవిధ్యం ఉన్నదని మనం భయపడనక్కరలేదు. ప్రతిభాషకు తగుప్రతిపత్తి మన రాజ్యాంగంలో కల్పించబడింది.

సెంట్రల్ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌చే బాలల వార్షికోత్సవం

కేంద్రమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్‌చే ఆటవస్తువుల పంపకం

హైదరాబాద్, ఫిబ్రవరి 7:— సెంట్రల్‌రైల్వే ఇన్‌స్టిట్యూట్, సికింద్రాబాద్‌వారు నిన్న బాలల వార్షికోత్సవాన్ని జరిపారు. కేంద్ర రైల్వేమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్, ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. సెంట్రల్‌రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ డి.ఆర్. ఖన్నా అధ్యక్షత వహించారు.

సెంట్రల్‌రైల్వేలో అన్నింటికంటె ఈ ఇన్‌స్టిట్యూట్ పెద్దదనీ, సెంట్రల్‌రైల్వేలో గల 14000 మంది ఉద్యోగులలోనూ 700 మంది ఇందులో సభ్యులుగా వున్నారనీ శ్రీ ఖన్నా తెలియజేశారు. ఈ ఇన్‌స్టిట్యూట్ సాలుసరి వ్యయం సుమారు 42 వేల రూపాయలవరకు ఉంటుందనీ, 12 వేలరూపాయల ఖరీదు గల ఆట వస్తువులను పిల్లలకు పంచిపెట్టారని కూడా ఆయన చెప్పారు. ఈ సంస్థ కృషికి శ్రీ జగ్‌జీవన్‌రామ్ ప్రశంసించారు. పిల్లలకు ఆట బొమ్మలు పంచిపెట్టడానికి మరింత అధికంగా నిధులను సేకరించవలసిందని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలకు ఆయన బహుమతులు పంచిపెట్టారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఆటవస్తువుల స్టాల్‌కు ఆయన ప్రారంభోత్సవం చేశారు.

ఇన్‌స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు శ్రీ ఒ.కె. కాకర్ అతిథులకు స్వాగతం చెప్పారు.

కలకత్తా, ఫిబ్రవరి 7:— బెంగాలీ భాషను అధికార భాషగా నిర్ణయించాలని ప్రతిపక్షనాయకుడు శ్రీ జ్యోతిబాసు బెంగాల్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చను ప్రారంభిస్తూ విజ్ఞప్తి చేశారు.

విశ్వవిద్యాలయాలలో కూడా బెంగాలీభాషను బోధనా భాషగా చేయాలని సూచించారు.

అకాలీలచే నిషేధాజ్ఞ ఉల్లంఘన

ఫతేసింగ్, తారాసింగ్‌ల రాకసందర్భాన

జలంధర్, ఫిబ్రవరి 6 :— సంత్‌ఫతేసింగ్, మాస్టర్‌తారాసింగ్ శ్రీ నెహ్రూను కలుసుకొనడానికి గాను నేడు ఈ నగరంగుండా వెడుతున్న సందర్భాన 144వ సెక్షన్‌ను ఉల్లంఘించి అకాలీలు వూరేగింపు జరిపారు.

సభలు, సమావేశాలు, వూరేగింపులను, — హిందీనిగాని పంజాబీనిగాని బలపరుస్తూ నినాదాలను జిల్లా అంతటా నిషేధిస్తూ ఫిబ్రవరి 4న ఉత్తర్వు జారీచేయ బడింది.

సంత్ ఫతేసింగ్ ప్రసంగించనున్న గురుద్వారా సింగ్ సభవద్దకువెళ్లే గ్రాండ్‌ట్రంక్‌రోడ్ పైన చాలా మందిజనం గుమికూడారు.నిషేధాజ్ఞ వున్నట్లు తెలియజేసినప్పటికీ వారు వెళ్లిపోలేదు.

వూరేగింపువిలో బయలు దేరదియబోమనీ, నరసరి గురుద్వారాకు వెడతామనీ సంత్ ఫతేసింగ్, మాస్టర్ తారాసింగ్ అధికార్లకు హామీ నిచ్చినట్లు తెలుస్తున్నది. అయితే నిషేధాజ్ఞను ఉల్లంఘించినట్లు కేసు నమోదు జరిగింది. విచారణపూర్తి అయిన తరువాత నేరస్థులపై చర్య తీసుకొనడం జరుగుతుందని జిల్లా అధికారులు ప్రకటించారు.

హిందూప్రతినిధులు ఆరుగురి అరెస్టు

నిషేధాజ్ఞను ఉల్లంఘించినందుకుగాను ఈ ఉదయం అరెస్టు చేయబడిన ఆరుగురిలో శాసన సభ్యుడు, పంజాబు మాజీవిద్యా మంత్రి అయిన లాలాజగత్‌నారాయణ్, శాసన సభ్యుడు శ్రీ వీరేంద్ర కూడా వున్నారు.

ఆద్యా హోషియార్ పూర్‌లోని ఆర్యసమాజ మందిరంలో హిందూ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంలో వీరు ప్రధాన పాత్ర వహించినట్లు ఆరోపించబడింది.

వీరినందరిని కోర్టుకు హాజరు పరిచారు.ఫిబ్రవరి 13 వరకు లాకప్‌లో వుంచవలసిందని ఫస్ట్ క్లాస్ మాజిస్ట్రేట్ శ్రీ డి. ఆర్. సన్యాల్ ఉత్తర్వు నిచ్చారు.

బెయిలు పుచ్చుకోనందున వీరినందరినీ సెంట్రల్ జైలుకు పంపారు.

స్థానికసంఘాల ఉద్యోగుల అకౌంట్ పరీక్ష

ఏప్రిల్‌లో జరుగుతవట

హైదరాబాద్, ఫిబ్రవరి 7:— స్థానికసంఘాల ఉద్యోగుల అకౌంట్‌పరీక్ష 1961 ఏప్రిల్‌నెలలో జరుగుతుందని ప్రభుత్వ పరీక్షల కమీషనర్ ప్రకటించారు.

ఈపరీక్షకు హాజరుకాదలచిన అభ్యర్థుల దరఖాస్తులు 1961 ఫిబ్రవరి 28వ తేదీలోగా 10 రూపాయల చలానాతో సహా కమీషనర్ కార్యాలయానికి చేరాలి. జరిమానాతో చెల్లించడానికి గడువుతేదీ మార్చి 10.

సంగారెడ్డిగ్రామంలో అపసవ్య పద్ధతి

హైదరాబాద్, ఫిబ్రవరి 6:— గ్రామాలనుంచి నగరాలకు కాయగూరలు సప్లయికావడం సహజంకాగా, ఈ సహజ పరిస్థితి, ఇక్కడకు 32 మైళ్ల దూరంలో వున్నసంగారెడ్డి గ్రామంపట్ల తల్లక్రిందులయింది. ఈ గ్రామానికి, హైదరాబాద్ నుంచి కాయగూరలు సప్లయి కావడం చాలా వింతగా వున్నదని ఈ అసాధారణ విపరీత పరిస్థితిని తొలగించడానికి ఆ గ్రామ ప్రజలు తమ గ్రామంలో కాయగూరలు పండించుకోవాలని వ్యవసాయ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి, నేడు రాజేంద్ర నగర్‌లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ గ్రామ ప్రజలను కోరారు.

పార్లమెంటునియోజక వర్గాలలో కాంగ్రెస్‌బలం

సమాచార సేకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 :— పార్లమెంటు నియోజక వర్గాలలో, కాంగ్రెస్ పార్టీకి ఎంతబలమున్నదో, ప్రతిపక్షాలకు ఎంతబలమున్నదో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తమ తమ నియోజక వర్గాలలో కావించిన కృషి ఏమిటో సవివరంగా తెలియచేయవలసినదిగా కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ తన సభ్యులను ఆదేశిస్తూ కొన్నిప్రశ్నలను తయారుచేసింది.

ఈ సమాచార సేకరణవల్ల వచ్చేసాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ తనకు దేశమంతటాగల నియోజక వర్గాలలో ఎంతబలమున్నదో, తెలుసుకొనగడమే కాక ప్రతిపక్షాల ఉనికిని గురించి కూడా తెలుసుకో గల్గుతుంది. ఇది ఎన్నికలలో చక్కగా ఉపకరిస్తుంది.

అమెరికాకు పశ్చిమ జర్మనీ సహాయం

బాన్, ఫిబ్రవరి 7:— అమెరికా ఎగుమతి దిగుమతులలో గలవ్యత్యాసానికి సంబంధించిన చిక్కుల నివారణకు 100 కోట్ల డాలర్ల మేరకు సహాయం చేయడానికి పశ్చిమ జర్మనీ నిశ్చయించింది. పశ్చిమ జర్మనీ సహాయంతో అమెరికా బ్రిటన్‌కు యుద్ధానంతరం చెల్లించవలసిన ఋణాలలో భాగమైన 6.70 లక్షల పౌన్లను చెల్లించగలదని తెలుస్తున్నది.

బ్రిటన్‌తో ఫ్రాన్సుకు ఈ ఋణాలలో భాగంగా 50 లక్షల డాలర్లను అమెరికా చెల్లించవలసి ఉంటుంది.

హరిజన గిరిజనులకు ప్రత్యేకించిన రక్షణలఅమలు

పరిశీలించడానికై ఉన్నతస్థాయిని సంఘం అవసరం

హైదరాబాద్, ఫిబ్రవరి 6:— హరిజనగిరిజన క్షేమార్థం, ప్రభుత్వం ప్రకటించిన సౌకర్యాలు సంరక్షణలు ఎంతవరకుఅమలు జరిగినవో పరిశీలించడానికి, వాటిని సరిగా అమలు జరిపించే మార్గాలను సూచించడానికి ఉన్నతస్థాయిని ఒక సంఘాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ, అఖిలభారత హరిజన గిరిజన శాసన సభ్యుల సమావేశమొక తీర్మానం కావించినది.

గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రంలోఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను నియమించాలని సమావేశం తీర్మానించింది. సమావేశం మొత్తంపన్నెండు తీర్మానాలను కావించింది.

ప్రధానినెహ్రూ ప్రారంభోత్సవం చేసిన ఈసమావేశానికి దేశమంతటినుంచి మొత్తం 150 మంది ప్రతినిధులు హాజరయారు.

ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ హరిజన ముఖ్యమంత్రిగా శ్రీ డి. సంజీవయ్యను ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని కేంద్ర డిప్యూటీ మంత్రి శ్రీ బి. యస్. మూర్తి ప్రతిపాదించగా, అది ఆమోదింప బడింది.

అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్న జాతుల వారిని షెడ్యూల్ తరగతుల ప్రజల జాబితాలో చేర్చవలసినదిగా, రాష్ట్రప్రభుత్వాలను కేంద్రాన్ని కోరుతూ మరొక తీర్మానం కావింపబడింది.

అదనపు భూమిని నిరుపేద రైతులకు ప్రభుత్వం యివ్వాలని, ఈపంపకంలో షెడ్యూల్ తరగతులకు గిరిజనులకు ప్రాధాన్యం యివ్వాలని సమావేశం తీర్మానించింది.

గిరిజనులలో హరిజనులలో నూటికి 90 మంది వ్యవసాయ కార్మికులని, వీరి సాంఘికఆర్థిక సమస్యలు ప్రత్యేకమైనవని కాగా వీటిని పరిష్కరించడానికి తగు మార్గాలు వెంటనే అవలంబించాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వాలను ఈ సమావేశం మరొక తీర్మానంలో అభ్యర్థించింది.

బౌనోమ్‌దళాలకు పెట్రోల్ కొరత

48 గంటలుగా సాయుధశకటాలు ఎక్కడివక్కడ నిలిచిపోయినవట

వియంటియేన్, ఫిబ్రవరి 7:— పెట్రోలు కొరత ఫలితంగా గత 48 గంటలలోను ప్రిన్స్ బౌనోమ్ సైన్యాలకు చెందిన సాయుధ శకటాలు ఎక్కడివక్కడ నిలిచి పోయాయని తెలుస్తున్నది. లువాంగ్ ప్రబాంగ్ వియంటియేన్ నగరాలమధ్య ఉన్న ఫౌకాన్ రహదారి ప్రాంతంలో సాయుధ శకటాలు నిలిచి పోయాయి.

ఉత్తర దక్షిణ ప్రాంతాలనుండి బయలుదేరిన ప్రిన్స్ బౌనోమ్ దళాలు ఈ రహదారిలో కలుసుకొన్నవని వియంటియేన్‌లోని అధికార వర్గాలవారు చెప్పుతున్నారు. ఈవార్త నిజం కాదని పాథెట్‌లావో రేడియో ప్రకటించింది.

ఫౌకాన్ నగరాన్ని ప్రిన్స్ బౌనోమ్ సైన్యాలు వశపరచుకొన్నట్లు వెలువడిన వార్తపట్ల అబద్ధమని పాథెట్‌లావో రేడియో ప్రకటించింది. గత వారమే ఈనగరాన్ని వశపరచు కొన్నట్లు ప్రిన్స్ బౌనోమ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసినదే.

ఫౌకాన్ నగరం దక్షిణదిశ 25 మైళ్ల దూరంలో కాషివద్ద పాథెట్‌లావో దళాలు పెద్ద ఎత్తున దాడి ప్రారంభించాయని నవచైనా వార్తాసంస్థ ప్రకటించింది. ఈ రంగంలో గాయపడినవారిని హెలికాప్టర్ విమానాలద్వారా వియంటియేన్ నగరానికి చేరవేస్తున్నారు.

అమెరికా సరఫరాచేసిన టి—6రకంవిమానాలు ఫౌకాన్ రహదారిప్రాంతంలో పాథెట్‌లావో, కెప్టెన్ కాంగ్‌లీ సైన్యాలపై నిన్న దాడులుచేసి రాకెట్ వర్షాన్ని కురిపించాయి.

విమానాల దాడి అనంతరం 'జార్స్ మైదానం లోని' కీలక విమానాశ్రయాలను స్వాధీన పరచుకొనడానికి ప్రిన్స్ బౌనోమ్ సేనలు దాడి జరపడానికి సిద్ధంగా ఉన్నాయి.

తన సైనికులు విమాన స్థావరాన్ని వశపరచుకుంటున్న దృశ్యాన్ని జనరల్ ఫౌమినోసవాన్, ప్రధాని బౌనోమ్ స్వయంగా తిలకించారు.

విద్యాసంస్థలకు విరివిగా విరాళాలు

ప్రజలకు శ్రీ అల్లూరి విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్, ఫిబ్రవరి 7:— దానధర్మాలకు సంబంధించి అనూచానంగా వస్తున్న తమ అభిప్రాయాలకు ప్రజలు కొత్త రూపం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌వర్క్స్ శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు నిన్నటిదినం ఇక్కడ అభిభాషించారు.

'న్యూసైన్స్' కళాశాల ఆవరణంలో పి. డబ్ల్యు. డి. కంట్రాక్టర్లు, తదితరులు ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ వెనుకటి తరాలకు చెందిన ప్రజలు దేవాలయాలపోషణ, తదితర దైవకార్యాలకు విరివిగా దానధర్మాలు చేసేవారనీ, అయితే కాలంమారి, దానివెంట సమాజం అవసరాలలోకూడా మార్పువచ్చిందన్న విషయాన్ని ప్రజలు గమనించి విద్యాభివృద్ధి మొదలైన ప్రయోజనకర కార్యక్రమాలకు సహాయంచేయడంపట్ల ఎక్కువ శ్రద్ధవహించాలని శ్రీ అల్లూరి ఉద్బోధించారు.

హైదరాబాద్‌లోని నృపతుంగ హైస్కూలు, 'న్యూ సైన్స్' కళాశాల అభివృద్ధికి ధనాన్ని సేకరించే నిమిత్తం మార్చి 5 వ తేదీన సైన్యంతిమాల నృత్యాన్ని ఏర్పాటుచెయ్యడానికి పై విద్యాసంస్థల నిర్వాహక సంఘంవారు నిర్ణయించుకొన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రజల సహకారాన్నిగూర్చి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటుచెయ్యడం జరిగినది.

శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు మాట్లాడుతూ ఉన్నతవిద్యాప్రమాణాలను నెలకొల్పడంలో పేరువడసిన ఇట్టిసంస్థలకు సహాయం చెయ్యడాన్ని ప్రభుత్వం ఒక గర్వకారణంగా భావిస్తుందని అన్నారు.

డాక్టరు జి. ఎస్. మేల్కోటే, మంత్రిగారికి స్వాగతం ఇచ్చారు. సమావేశ నిర్వాహకుడు శ్రీ మోతే రఘునాథరావుగారు కృతజ్ఞతాభివందనలు సమర్పించారు.

దక్షిణ రైల్వే

ఈ రైల్వేలో రాయచూరు మీదుగాను, విజయవాడ మీదుగాను, వాల్తేరు మీదుగాను బ్రాడ్‌గేజి గమ్యస్థానములకు, నార్త్ ఈస్టు లైనుమీద బ్రాడ్‌గేజి స్టేషనులకును, వాగన్ లోడ్లలోను, "స్మాల్స్" లోను కన్‌సైన్‌మెంట్ల బుకింగుకు యిప్పుడు వాగన్‌లు సులభంగా లభించును. అందువల్ల వ్యాపారస్తులు ఈ అవకాశమును పూర్తిగా వినియోగించుకొనవలసిందిగా కోరబడుతున్నారు.

మద్రాసు 3—2—61 | చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు.

ముద్దనూరు పంచాయతీ సమితి. కడపజిల్లా

టెండరు నోటీసు

ముద్దనూరు పంచాయతీ సమితిబ్లాకు ప్రాథమిక పాఠశాలలకు సుమారు రు. 4,500ల ఖరీదు చేయునట్టి యీ దిగువ షెడ్యూలులో కనబరచిన కొయ్య సామానులు మొదలగునవి సప్లయి చేయుటకుగాను సీల్డు టెండర్లు కోరబడుతున్నవి. టెండర్లు 13—2—1961 తేదీ సాయంత్రం 4—00 గంటల లోపల ముద్దనూరు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరుగారికి చేరవలెను. సదరు టెండర్లు ముద్దనూరు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు వారిచే 13—2—61 తేదీ సాయంత్రం 5—00 గంటలకు తెరువబడును. టెండరు దాఖలు చేయువారు రు. 200—00 ధరవతుగా ముద్దనూరు పంచాయతీ సమితి ఫండుకు జమ్మలమడుగు సబ్ ట్రెజరీలో జమకట్టవలెను. లేదా మనియార్డరు ద్వారా బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసర్‌వారికి పంపుకొనవలెను. నిరాకరింపబడిన టెండరుదారులకు దరఖాస్తుపై తిరిగి సదరు సొమ్ము వాపసు చేయబడును. అంగీకరింపబడిన టెండరుదారు చెల్లించిన ధరావతు సొమ్ము టెండరు సప్లయి పూర్తి అగువరకు తిరిగి వాపసు చేయబడదు. ఈ మొత్తముపై వడ్డీ ఏమియు యివ్వబడదు.

టెండరు ఏకారణము చూపించకుండగనే అంగీకరించుటకుగాని నిరాకరించుటకుగాని సర్వహక్కులు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసర్‌వారికి యున్నవి. షెడ్యూలులో చూపబడిన సామానును 20—3—1961 తేదీ లోపల టెండరుదారు స్వంత ఖర్చుతో ముద్దనూరు సమితి కార్యాలయములో డెలివరీ యివ్వవలెను.

షెడ్యూలు

వ. నెం.	వస్తువు పేరు.	వస్తువు కొలతలు.	కావలసిన సంఖ్య.
1.	మేజా బల్లలు ఒక డ్రాయరు కలది టేకుతో చేయబడినవి కాళ్లు 1½"×1½" పలక మందము 3/4"	2'—00"×1½'×2½'	30
2.	నల్ల బల్లలు (స్టాండుతో సహా) టేకు	4'×3'×1"	23
3.	రికార్డు పెట్టెలు టేకు	2'×1½'×1½'	14
4.	నేల పలకలు టేకు	6'×12"×1"	110
5.	బెంచీలు టేకు (ఆనుకొనుటకు లేనివి) కాళ్లు 2"—2" కొలతలతో వుండవలెను	6'×15"×18"	40
6.	గంట (గూటముతో సహా) ఇనుప రైలుపట్టా తుంటలు	1'—6"	7

(సం) బి. రంగారావు.
బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసర్.

IF COLD IS ON YOUR NERVES

YOU NEED

Joshina

జోషినా, ఒంటి నొప్పులు, జలుబువల్ల ఒళ్ళు పులకరించడం, మొదలైన వాటిని పోగొట్టును.

అది పూపిరి తిత్తులను శుభ్రపరిచి, జలుబు రాకుండ నిరోధకశక్తిని కలిగించును.

జోషినా శీఘ్రముగాను, శాశ్వతముగాను బాధను నివారించును.

Hamdard DELHI - Kanpur - Patna

సంగ్రహ ప్రకటనలు

వేలం ప్రకటన

వాయల్పాడు పంచాయతీ

1961—62 సం. మునకు వాయల్పాడు పంచాయతీలో ఈ దిగువ సుదహరించిన వాటిపై రుసుములు వసూలు చేసుకొను హక్కును 15—2—61 తేదీన సాయంత్రము 3గం.లకు పంచాయతీ ఆఫీసువద్ద, ఈ క్రింద సంతకము చేసినవారిచేగాని, వారి అనుమతి పొందినవారిచే గాని బహిరంగవేలములో విక్రయించబడును. వేలము షరతులు ఆఫీసు పనివేయుకాలములో పొందవచ్చును.

వివరము.	చెల్లించవలసిన డిపాజిట్టు.
1. రోజువారి సంత	రూ. 25/—
2. వారపు సంత	రూ. 25/—
3. బస్ స్టాండు	రూ. 50/—
4. బండ్ల మెట్టు	రూ. 25/—
5. జంతు వధశాల	రూ. 25/—

పంచాయతీ ఆఫీసు, (సం.) ఎస్. చిన్నస్వామి,
తే: 31—1—61. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

టెండరు నోటీసు

తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు వారి యాజమాన్యములోనున్న యీ దిగువ భోజన వసతులకు వాటికి అనుబంధముగానున్న విద్యార్థి భోజన వసతులకు కావలసిన భోజన మరియు వంట సామగ్రిని 1—4—1961 తేదీనుండి 31—3—1962 తేదీ ఆఖరు వరకు సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు ప్రతిసంస్థకు విడిగా ది. 1—3—61 తేదీ సాయంకాలం 3 గంటల వరకు కాకినాడ తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు ఆఫీసులో తీసుకొనబడును. టెండరు టెండర్లు ఆరోజువనే సాయంకాలం గం. 4—30 ని. లకు తెరువబడును.

(1) పెద్దాపురం, (2) కత్తిపూడి, (3) నల్లజర్ల (4) రాజానగరం, (5) పొడగట్లపల్లి, (6) సామర్లకోట, (7) కిర్లంపూడి, (8) దోసకాయలపల్లి, (9) శంఖవరం.

టెండరు షరతులు, వివరములుగలనోటీసులు టెండరుఫారములు జిల్లా పరిషత్తు ఆఫీసులోను ఆయా సంస్థలలోనుఉచితముగా పొందవచ్చును.

(సం.) టి. త్రియంబకము,
జిల్లా పరిషత్ కార్యదర్శి.
తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఆఫీసు,
కాకినాడ. ది. 31—1—1961.

వేలం ప్రకటన

మాచవరం పంచాయతీ

ది. 6—3—61 వ తేదీ మధ్యాహ్నం 2 గం. నుండి 5 గం. వరకు మాచవరం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచే 61—62 సం. నకు జనరలు అండ్ పశువుల సంతలు మరియు జంతు వధశాలలో రుసుములు వసూలు చేసుకొనే హక్కులున్నూ, మరియు పాత హోటొమాక్కు లైట్లు (వేలాడుదీయునవి) బహిరంగ వేలము వేయబడును. వేలం షరతులు, మరియు యితర వివరములు ఆఫీసు పనిచేయు కాలమందు తెలుసుకొనవచ్చును.

కె. వి. యస్. యస్. బ్రాహ్మడు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ప్రకటన

ప్రొద్దుటూరు మునిసిపాలిటి

ఇందుమూలముగ యావన్మందికి తెలియ జేయడ మేమనగా 1961—62 సంవత్సరము నకు ప్రొద్దుటూరు మునిసిపాలిటిలోని మార్కెట్లు, స్లాటరు హౌసు, బస్సు మరియు కార్టు స్టాండులలో ఫీజు వసూలు చేయు హక్కును, మునిసిపల్ స్టాలులు, బంకులు వగైరా ఆక్రమించుకొను హక్కును 20—2—1961తేదీ సోమవారము మధ్యాహ్నము 2 గంటలనుండి ఆ తరువాత నిర్ణయింపబడిన తేదీల యందును మునిసిపల్ ఆఫీసువద్ద కమీషనరుగారిచే బహిరంగముగా వేలము వేయబడును. ప్రతి ఐటము నకు చెల్లించవలసిన డిపాజిట్టు, వేలము షరతులు మొదలగు వివరములు ఆఫీసు పనివేళల యందు ఆఫీసునుండి తెలుసుకొనవచ్చును.

(సం.) యం. యస్. చెన్నారెడ్డి,
కమీషనరు.

రేడియో

గురువారం, ఫిబ్రవరి 9
శక 1882 మాఘ 20

హైదరాబాద్—ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 విజయువాడ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 ఏ. ఐ. ప్రికాండే: ఖయాల్‌తుమ్రి, షేక్‌దావూద్: తబ్లా, జి. ఎస్. ఖాన్: సారంగి, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 స్త్రీనంపార్ (ఉర్దూ), 1—30 లలిత సంగీతం, 1—50 తెలుగులో వార్తలు, 2—00 సుబద్ధ సంగీత్: బడేగులాం అలీఖాన్: ఖయాల్ మాల్కోస్, తుమ్రి, 2—10 ఉర్దూలో వార్తలు, 2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ), 3—35 వాతావరణ సూచన, విరామ సంగీతం, 3—45 మాధ్యమిక పాఠశాలలకు (విజయువాడనుండి రిలే), సాయంత్రం 5—15 లలిత సంగీత కచేరీ (విజయువాడనుండి రిలే), 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 హైదరాబాద్ బి వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 ఘజల్, 7—30 ముషాయిరా— ఉర్దూ కవిసమ్మేళనం, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 9—30 రామనాటకం (తిరుచ్చినుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్—బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, 8—30 షేక్ చినమౌలాసాహెబ్: నాదస్వరం (విజయువాడనుండి రిలే), మధ్యాహ్నం 10—25 హైదరాబాద్ ఎ వలె, 1—00 ఉప్పలపాటి అంకయ్య, పి. కుప్పుస్వామి: వయొలిన్, పుచ్చా సుబ్బారావు: మృదంగం, 1—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 నాత్ర సంగీతం, 2—20 అఖిల భారత కర్ణాటక సంగీత కార్యక్రమముల నుండి, 2—50 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రము 5—15 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 వసంతసేన రంగస్థల నాటిక (విజయువాడనుండి రిలే), 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గానలహరి, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 షేక్ చిన్నమౌలా సాహెబ్: నాదస్వరం, ఈమని రాఘువయ్య: డోలు, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్‌నుండి రిలే), 1—00 నృత్యసంగీతం, 1—30 వరవిక్రయం (5—వ భాగము), 1—50 తెలుగులో వార్తలు, 2—00 వాతావరణ సూచన, 3—30 అఖిల భారత సంగీత కార్యక్రమములనుండి, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, 4—15 వాతావరణ సూచన, సాయంత్రం 5—15 లలిత సంగీత కచేరీ, పి. సుశీల, ఎస్. జానకి, పి. బి. శ్రీనివాస్, ఎస్. చిత్తరంజన్, 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 వసంతసేన రంగస్థల నాటిక, నిర్వహణ: సురభి పూర్ణానంద నాట్యమండలి, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 రామనాటకం, సంగీత నాటిక (తిరుచ్చినుండి రిలే), 11—00 వాతావరణసూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్—ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళమున వార్తలు, 7—30 వి. ఎస్. సుబ్బలక్ష్మి, 8—00 మధురగీతం, 8—15 నాదస్వరం (తిరుచ్చినుండిరిలే), మధ్యాహ్నం12—35 మాధ్యమిక పాఠశాలలకు, 1—00 మహిళా మండలి, 1—30 గానమంజరి, 1—40 హిందీలో వార్తలు 1—50 గీతమంజరి, 2—00 తమిళమున వార్తలు, 3—35 వాద్య సంగీతం, 4—55 వాతావరణ సూచన, సాయంత్రము 5—30 తిరుచ్చి వలె, 6—00 వాద్య సంగీతం: వయొలిన్, 6—05 ప్రాంతీయ కొయిదిగల్, 7—15 తమిళమున వార్తలు, 7—45 రాగం, తానం, పల్లవి, చిత్తూర్ సుబ్రహ్మణ్యపిళ్లై, బి. కె. విశ్వనాథశర్మ: వయొలిన్, సి. కె. శ్యామసుందర్: మృదంగం, 8—40 వాద్య సంగీతం, 8—45 సంగీతమాల, 9—00 శారదా శంకర్, 9—30 రామనాటకం, సంగీత రూపకము (తమిళము) (తిరుచ్చినుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్—బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం 1—30 ఆంగ్లమున వార్తలు, 1—40 గానమంజరి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధురగీతం, సాయంత్రం 5—30 పాశ్చాత్య సంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—30 హెచ్. వై. నారాయణన్, 7—00 తెలుగులో వార్తలు, 7—15 హఫీజ్ అలీఖాం: సరోద్, ఘూర్జరితోడి, 7—30 తిరుచ్చి వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—25 వాద్య సంగీతం, 9—30 మద్రాస్ ఎ వలె, 11—00 ప్రసార సమాప్తి.

గుంటూరుజిల్లా యువజన కాంగ్రెసు మహాసభలు వాయిదా

గుంటూరు, ఫిబ్రవరి 4:— గుంటూరుజిల్లా యువజన కాంగ్రెసు మహాసభ ఆహ్వానసంఘం శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య అధ్యక్షతన జిల్లా యువజన కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమై మహాసభలను వాయిదావేసి ఏప్రియల్ 20,30 తేదీల మధ్య జరుపుటకు నిర్ణయించారని శ్రీ వావిలాల శ్రీరామమూర్తి వ్రాస్తున్నారు.



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ తుపాకుల రామిరెడ్డి, చీకటుగలపాలెం	25—00
శ్రీ రామకృష్ణా శివానందథియేటర్, తెనాలి	5—00
శ్రీ తాళ్ళూరి సీతారామదాసు, చిత్రాడ	5—00
శ్రీ వెల్లంకి రామకృష్ణయ్య, చిత్రాల	5—00
శ్రీ పి. సత్యనారాయణ, చిత్రాల	5—00
శ్రీ మాళావతు జీవలానాయక్, చిత్రాల	5—00
శ్రీ ధర్మవరాజు నాగరాజు, విశాఖపట్నం	5—00
శ్రీ వి. కృష్ణారెడ్డి, ఉనికిచెర్ల	5—00
శ్రీ వనుకూరు సత్యనారాయణ, వనుకూరు	5—00
శ్రీమతి సి. హెచ్. లక్ష్మీనరసమ్మ, వేట్లపాలెం	5—00
శ్రీ ముప్పాల రామమోహనరావు, బ్రాహ్మణకోడూరు	5—00
శ్రీ పానుగుబాటి వెంకటేశ్వరరావు, చిత్రాల	5—00

రూ. 3—00 విరాళమిచ్చినవారు: నాగిరెడ్డి సుబ్బారాయుడు అండ్ సన్సు.

రూ. 2—00 విరాళమిచ్చినవారు. బి. శ్రీరాములు, యస్. బసవశాస్త్రులు, యస్. కృష్ణమూర్తి, బి. రాములు, వి. పూర్ణచంద్రరావు.

రూ. 1—00 విరాళమిచ్చినవారు: మంథా యజ్ఞనారాయణ, ఎ. శ్రీరామమూర్తి, ఆర్. బంగారప్ప, జి. కృష్ణారావు, పద్మనాభుని అన్నపూర్ణమ్మ, న్యాయపతి పార్థసారథి, చిట్టూరి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి సీతయ్య, యస్. భాస్కరరావు 0—50, గిడుతూరి రాములు 1—01.

నిన్నటి వరకు వసూలయిన మొత్తం రూ. 1,38,751—31

మొత్తం రూ. 1,38,853—82

తుంగభద్ర నుండి నీరు

కృష్ణాజిల్లా కలెక్టర్ వివరణ

బందరు, ఫిబ్రవరి 6:— డా. రాం. కె. వేపా, కృష్ణాజిల్లా కలక్టరు ఇటీవల స్థానిక పత్రికా విలేఖరులతో యిష్టాగోష్ఠి జరిపారు.

కృష్ణా జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు శ్రీ కె. వి. భాస్కరరావు విలేఖరులను పరిచయం చేశారు. సంభాషణలు పెక్కు సమస్యలపై సాధారణంగా నడిచింది. ప్రజకూ, ప్రభుత్వానికీ సంధానకర్తగా జిల్లా పబ్లిసిటీ అధికారి వుంటారుగాన, వివిధ విషయాలపై వార్తా విలేఖరులు తరుచు కలుసుకుంటూ వుండాలని కలక్టరుగారు కోరారు.

దాళ్వా పంటకు, తుంగభద్రనుండి నీరువిడుదలై సకాలంగాన్నూ యిబ్బందిలేకుండా ఉండగలదని శ్రీ వేపా తెలిపారు.

రాష్ట్రం నలుమూలలా రిపబ్లిక్ వేడుకలు

వేల్పూరులో

వేల్పూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రజాస్వామ్య దినోత్సవసందర్భమున పాఠశాలనుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు ద్వారా ప్రభాత భేరి తీయ బడినది. పాఠశాలావరణయందు శ్రీ జె. పాల్ పతాకావందనము చేసిరి. ఉపాధ్యాయులు విద్యార్థులు, ప్రజాస్వామ్యదినముయొక్క ప్రాముఖ్యతనుగురించి ఉపన్యసించిరి. తరువాత బాలబాలికలకు మిఠాయీలు పంచ బడినవి. తదనంతరం ఆటల పోటీలు జరిగినవి. సాయంత్రము శ్రీ నారాయణలింగారెడ్డిగారు ఆటలలో గెలుపొందినవారికి బహుమతులు పంచి పెట్టిరి.

బండపల్లిలో

రిపబ్లిక్ దినోత్సవ సందర్భమున స్థానిక పాఠశాలలో విద్యార్థులు, గ్రామ ప్రజలచే ప్రభాత భేరి జరుపబడి శ్రీ వెంకట నరసయ్య ప్రధాన ఉపాధ్యాయుడుగారిచే పతాకారోహణమొనర్చబడినది.

సాయంత్రము స్థానిక పాఠశాల ఆవరణములో శ్రీ యం. రాంరెడ్డి, శ్రీ బి. జనార్దన్ రావుగారల ఆధ్వర్యమున విద్యార్థుల ఆటల పోటీలు జరుపబడినవి. శ్రీ మాధవరెడ్డి అధ్యక్షతన సమావేశము జరుపబడినది. జాతీయ దినోత్సవమును గూర్చి పలువురు ఉపన్యసించిరి. రాత్రి విద్యార్థులచే ''లవకుశ'' ద్రామా ప్రదర్శించబడినది.

బన్సువాడలో

నిజాంబాద్‌జిల్లా బన్సువాడబ్లాకులో రిపబ్లిక్ దినోత్సవం నాడు ప్రభుత్వ కచేరీలపైనా, పబ్లిక్ సంస్థలపైనా జాతీయ పతాకం ఎగురవేశారు. బీదలకు అన్నదానం జరిగింది.

పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించారు. సాయంత్రం బహిరంగ సభజరిగింది. పంచాయితీ సమితి అధ్యక్షులు శ్రీ వార్ల లింగయ్యగుప్త ప్రసంగించారు.

కట్టంగూరులో

రిపబ్లిక్ దినోత్సవ సందర్భమున పాఠశాల మరియు గాంధిపార్కులో తెల్లవారుఝామున ప్రభాతభేరిజరిగింది. శ్రీ గంజి లింగయ్య ప్రసిడెంటు గ్రామపంచాయితీగారిచే త్రివర్ణ పతాకము ఎగురవేయబడి విద్యార్థులచే వందేమాతరము వినిపించ నైనది.

నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన భారత వీరుల చరిత్ర శ్రీ ఓబులేష్ మాష్టర్‌గారు విన్నవించిరి.

పాఠశాలముందు వినోదకార్యక్రమములు జరుపబడి విద్యార్థులకు స్కూలుహెడ్‌మాష్టర్‌చే బహుమతులు ఒసంగబడెను.

రెంటచింతలలో

శ్రీ లాలా అజపతిరాయ పాఠశాల విద్యార్థులు గ్రామములో రిపబ్లిక్ దినోత్సవమును పురస్కరించుకొని జాతీయ గీతాలు పాడుచు ఊరేగింపు జరిపిరి. శ్రీ దుగ్గిరాజుల నరసింహ పంతులు అధ్యక్షతన స్కూలు ఆవరణములోసభ జరిగెను. కార్యదర్శి మోదుగు వాసుదేవరెడ్డి జెండానువెగురవేసిరి. సంఘంఉపాధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. జానకి రామశర్మ ఉపన్యసించిరి. విద్యార్థులకు ఫలహారములు పంచిపెట్టబడెను. డాక్టర్ కృష్ణమూర్తి వందన సమర్పణముతో సభ ముగిసెను.

దుద్దుకూరులో

పశ్చిమ గోదావరి జిల్లా దుద్దుకూరు హైస్కూలు విద్యార్థులు, రిపబ్లిక్‌దినోత్సవము జరిపారు. శ్రీ కరుటూరి పెదసుబ్బన్న జండా ఎగురవేశారు. హైస్కూలు హాలులో సభ జరిగింది. పంచాయితీ ప్రసిడెంటు శ్రీ కంటిపూడి వెంకట్రాజు అధ్యక్షత వహించారు.

శ్రీ కొసవలి పేరిరాజు, హిందీ పరీక్షలలో ప్యాసయినవారికి సర్టిఫికెట్లు పంచి పెట్టారు.

జిన్నూరులో

భారత రిపబ్లిక్ వార్షికోత్సవాన్ని స్థానిక హయ్యర్ సెకండరీ పాఠశాల ఆవరణలో అతివైభవంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు జరుపు కొన్నారు. శ్రీ యస్. యల్. నారాయణ హెడ్‌మాస్టరు ప్రతిపత్తజెండాను ఎగుర వేశారు. బాల బాలికలు జాతీయ గీతాలను ఉత్సాహంగా పాడారు. శ్రీ యస్. పి. నరసరాజు, రిపబ్లిక్‌దినోత్సవ ప్రాధాన్యతను, విద్యార్థుల కనుశిక్షణావశ్యకతను గూర్చి ఉపన్యసించారు.

మురికిపూడిలో

నరసరావుపేట తాలూకా మురికిపూడిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవము జరుపబడినది. చిలకలూరిపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులవారు శ్రీ డి. సుబ్రహ్మణ్యము జాతీయ జెండాను గురించియు, రిపబ్లిక్ దినోత్సవమును గూర్చియు విపులముగా ఉపన్యసించిరి.

పాతదేవరాయపల్లెలో

ఆత్మకూరు గ్రామ యువజన సంఘ ఆధ్వర్యమున రిపబ్లిక్ దినోత్సవము బ్రహ్మాండముగా ఏర్పాటు చేయబడినది. స్థానిక పాఠశాల బాలబాలికలచే ఊరేగింపు జరుపబడినది. సాయంకాలము ఒక పెద్ద మీటింగు ఏర్పాటు చేయబడినది. బహిరంగ సభకు అధ్యక్షులుగా శ్రీ కోట నాగయ్య అధ్యక్షతవహించిరి. గ్రామ యువజన సంఘ ప్రెసిడెంటు శ్రీ కె. సుబ్బరామిరెడ్డి సంఘ కార్యక్రమమును గురించి ఉపన్యసించిరి. సెక్రటరీ శ్రీ బి. శ్రీహరిరాజు (టీచర్) స్థానిక పాఠశాల భవన నిర్మాణావశ్యకతను గురించి గ్రామస్థులను కోరిరి. గ్రామస్థుల ఐక్యతను గురించి పలువురు ఉపన్యసించిరి. వినోద కార్యక్రమాలు సభానంతరము ఏర్పాటుచేయబడినవి. శ్రీ కె. లక్ష్మణకుమార్‌గారిచే బహుమతులు పంచబడెను.

వెల్లటూరులో

రేపల్లె తాలూకా వెల్లటూరు హైస్కూలు నందు రిపబ్లిక్ దినోత్సవము వైభవోపేతంగా జరిగినది. ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. వి.రాఘవయ్య అధ్యక్షత క్రింద సభ జరిగినది.

విద్యార్థులు గ్రామస్థుల సహకారంతో సాయంత్రము పాఠశాల ఆవరణలో సుమారు 2వేలమందికిపైగా బీదలకు అన్నదానం చేసిరి.

శ్రీ ప్రధానోపాధ్యాయుల అభివందనములతో ఈ కార్యక్రమము ముగిసినది.

ఆత్రిలిలో

రిపబ్లిక్ దినోత్సవ సంద ర్భముగా స్థానిక హైస్కూలు భవనంలో సాయంకాలంసాంస్కృతిక సమితి ఆధ్వర్యాన సారస్వతగోష్ఠి జరిగింది.

శ్రీ పురం సత్యనారాయణమూర్తిగారు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు గూడపాటి సోతరాజు, ముక్కీవి లక్ష్మణదాసు సహాయసంపాదకులు ''ముముక్షువు'' ఏలూరు, యేలూరిపాటి అనంత రామయ్య, కొప్పాక సత్యనారాయణ, ముప్వల సోమరాజుగారలు తమతమ రచనలు చదివి వినిపించారు.

కార్యదర్శి శ్రీ గరికపాటి సీతారామ శాస్త్రి కృతజ్ఞతాసమర్పణతో సభ ముగిసింది.

కొత్తపెల్లిలో

వరంగల్‌జిల్లా కొత్తపెల్లి ప్రాథమిక పాఠశాలలో, ప్రాతఃకాలము ప్రభాతభేరి మేళతాళాలు పాటలతో, పూరేగింపు. పాఠశాల ఆవరణలో జండావందనము శ్రీ టి. మల్లయ్య ప్రధానోపాధ్యాయులవారిచే పతాకారోహణము జరిగినది. పురజనులకు తేనేటివిందు జరిగినది. సంబిళ్ల వారయ్య, ప్రధానోపాధ్యాయులు అన్నయ్య 5వ. త, అంకూసు 5వ. త, విద్యార్థులు. బాలుర ఆటల పోటీలు జరుపబడినవి. బాలుర వినోద కార్యక్రమములు, డి. భారతమ్మ 4వ. తరగతి, విద్యార్థినిచే ద్యాన్సు కార్యక్రమము జరిగినది. శ్రీ కిష్టపురాజా గెలుపొందిన బాలురకు బహుమతులు పంచిరి.

పెనుగొలనులో

పెనుగొలను గ్రామంలో భారత రిపబ్లిక్ దినోత్సవమునాడు జాతీయ జెండాలతో వూరేగింపు జరిపిరి. సమావేశము జరుపబడినది. స్థానిక పర్తక ప్రముఖులు శ్రీ కోట వెంకయ్యగారిచే హైస్కూలు భవనమునకు శంకుస్థాపన జరుపబడినది.

తోట్లవల్లూరులో

విజయువాడ తాలూకా తోట్లవల్లూరు గ్రామ హరిజన పేటయందు రిపబ్లిక్‌దినోత్సవము అతివైభవముగా జరుపబడెను. శ్రీవిం. వి.తరుణీ రావు (స్థానికహైస్కూలు హెడ్‌మాస్టర్) గారిచే కృష్ణాజిల్లా హరిజన, క్రైస్తవ ఆటల పోటీలు ప్రారంభించబడెను. శ్రీ గన్నే వెంకటసత్యనారాయణగారిచే జెండా ప్రతిష్ఠాపన చేయబడెను. శ్రీ గుత్తా వెంకట సత్య నారాయణ (గ్రామ పంచాయితీబోర్డు ప్రెసిడెంటు) గారిచే గాంధి విగ్రహమునకు శంకుస్థాపన చేయబడెను.

కుందేరులో

రిపబ్లిక్ దినోత్సవ సందర్భమున కుందేరు ఎలిమెంటరీ పాఠశాల ఆవరణయందు బాలబాలికలు సమావేశమైరి.

విజయవాడలో

శ్రీ జగదీశ్ గురుకుల విద్యాలయమునందు రిపబ్లిక్‌దినోత్సవము జరుపబడెను. వందేమాతరం గానంతో ప్రారంభమయ్యెను.

విద్యాలయం విద్యార్థులు ''ఉత్తరంవచ్చింది'' లను నాటిక ప్రదర్శించిరి. తరువాత రామశర్మ లక్ష్మీ, లలిత భరతనాట్యము ప్రదర్శించిరి.పిల్లలకు మిఠాయిలు పంచ బడెను.

ఆత్మకూరులో

నల్లగొండ జిల్లా ఆత్మకూరు జిల్లాపరిషత్ హైస్కూలు ఆవరణములో శ్రీ ప్రధానోపాధ్యాయులు జెండా పతాక ఆరోహణము చేసిరి. పంచాయితీ అధ్యక్షులు శ్రీ రామచంద్రారెడ్డిగారి అధ్యక్షతన పలువురు రిపబ్లిక్ సందర్భము గురించి ప్రసంగించిరి.

గుంటూరుజిల్లా మెట్టప్రాంత రైతులకు సహాయం

జిల్లాకలెక్టర్ వివరణ

(మన విలేఖరి)

గుంటూరు, ఫిబ్రవరి 5:— గుంటూరు జిల్లాలోని మెట్ట తాలూకాలలో పంట ఏమంత బాగాలేదనీ, రోడ్లు వేయడం, నూతులకు సబ్సిడీలు ఇవ్వడం వంటి సహాయమునకు దాదాపు రు 86,000 వరకూ మంజూరైనాయని జిల్లా కలెక్టరు శ్రీ జి. వి. ఎస్. మణి ఇటీవల తెలియ జేశారు.

కలెక్టరు శ్రీ మణి, శ్రీ జి. రామస్వామిరెడ్డి తదితరులతో కలసి పెదకూరపాడు,అచ్చంపేట ఫిర్కాలలో పర్యటించి, అక్కడి పరిస్థితులను తెలుసు కున్నారు.

రెమిషన్ ఇవ్వవలసిన అవసరం అంతగా కనిపించదేదనీ, అంత అవసరమున్నపరిస్థితి ఏమైనా ఉంటే, జరిగిననష్టాన్ని సరిగా అంచనావేయుటానికి పరిటిక '' అజ్మాయిషీ '' జరుగుతుందనీకలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.

ధూళిపాళ్లనుండి భృగుబండకూ, రెడ్డిగూడెంనుండి నకుకుల్లపాడుకూ, దొడ్లేరునుండి చంద్రాజుపాలెంకు, అత్తలూరు నుండి త్యాళ్లూరుకు రోడ్లు వేయుడానికి చర్యలు తీసుకున్నామనీ, అరవై అయిదు సబ్సిడీ నూతులు మంజూరైనాయనీ వివరించారు. ఎవరినుండైనా విజ్ఞాపనలు వస్తే శ్రద్ధగా పరిశీలిస్తామన్నారు.

కొన్ని గ్రామాలకు విద్యుచ్ఛక్తిని సరఫరాచేసే విషయం ఎలెక్ట్రిసిటీడివిజనల్ ఇంజనీర్‌తో చర్చించవలమని కలెక్టర్ వాగ్దానం చేశారు. మైనర్ ఇరిగేషన్ పనులు కూడా మంజూరైనాయన్నారు.

మెట్ట తాలూకాలరైతుల సభ ఒకటి ఈ నెలలో జరుగుతుంది. దానిలో వారికి కావలసిన సహాయాన్నిగురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు.

రాబీ పంట ఉద్యమం

హైదరాబాద్, ఫిబ్రవరి 7:— ఈ సంవత్సరం రాబీపంట ఉద్యమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమలు జరుపవచ్చునని, ప్రభుత్వానికి అదనపు ఖర్చు ఏమీలేకుండా ఇతర జిల్లాలకు కల్పించిన సౌకర్యాలు ఈజిల్లాకు కూడా కల్పించబడుతాయనీ రాష్ట్రప్రభుత్వం సూచించింది.

తెలుగునాడు

కొండపల్లి

కొండపల్లిలో శ్రీ కావని వెంకటరత్నం అధ్యక్షతన కాంగ్రెసు కార్యకర్తల సమావేశము జరిగినది. విజయువాడతాలూకా కాంగ్రెసు సెక్రటరీ శ్రీ పల్లపోతు బ్రహ్మయ్యగారు సభ ఉద్దేశంవివరించారు.సమావేశప్రారంభము రాష్ట్ర కాంగ్రెసు సభ్యులు శ్రీ దగ్గుమల్లి మధుసూదనరావుగారు చేసి స్థానిక ప్రాంతీయ సమస్యలను ఏకరించిరి. తరువాత శ్రీ వేనేవేళ్ళ పిట్టేగారు, శ్రీ పేట బాపయ్యగారు, పెదర్ల వెంకట సుబ్బయ్యగారు మాట్లాడారు. మైనరు ఇరిగేషను చెరువులు మరమ్మత్తులు, హరిజనుల కాలనీ గురించి శ్రీకె. చంద్రమౌళిమాట్లాడారు. విద్యుచ్ఛక్తి విస్తరణ, రహదారుల నిర్మాణము, ఇరిగేషను పథకాలు, బుడమేరు రిజర్వాయరు నిర్మాణావశ్యకతలపై కుంటముక్కల పంచాయితీ ప్రెసిడెంటు శ్రీ పల్లెర్లమూడి శ్రీనివాసరావుగారు,గంగినేనిపాలెం పంచాయితీ ప్రెసిడెంట్ శ్రీ కోపూరు సుబ్బారావుగారు నీరాసావై టి ప్రెసిడెంటు శ్రీ వేములకొండ రామస్వామిగారు,మూలపాడువాస్తవ్యులు శ్రీకె.లక్ష్మీనారాయణశాస్త్రిగారు యితరులు మాట్లాడినారు. విజయవాడ తాలూకా కాంగ్రెసు సెక్రటరీ శ్రీ పల్లపోతు బ్రహ్మయ్యగారి అభివందనములతో సభ ముగిసినది. ఈ సమావేశము అనంతరము శ్రీ కొండపేటి చంద్రమౌళిగారు జిల్లా కాంగ్రెసు వారు కులకు తేనీరు విందు యిచ్చిరి.

పాలకొల్లు

అడివిపాలెం గవర్నమెంటు బేసిక్ ట్రయినింగ్ స్కూలులో బేసిక్ విద్యాప్రచార వారోత్సవాలు జరుపబడ్డాయి.

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ఎమ్. ఎల్. ఎ., జండా ఎగురవేసి ఉత్సవాలకు ప్రారంభోత్సవం చేశారు. మధ్యాహ్నం జరిగిన సభకు శ్రీ వేమాని సుబ్రహ్మణ్యశర్మ (హెడ్‌మాష్టరు జి. బి.టి స్కూలు, అడివిపాలెం) అధ్యక్షత వహించారు. శ్రీ కె. కృష్ణమాచార్య (హెడ్‌మాష్టరు పాలకొల్లు) మూడవ పంచవర్ష ప్రణాళికలో నిర్బంధ విద్యాప్రాముఖ్యత, ఉపాధ్యాయుల బాధ్యత గురించి ఉపన్యసించారు. ప్రతిరోజూ ప్రముఖ వక్తలు విద్యావిషయాలపై ప్రసంగించారు.

రాజోలు

తూ. గో. జిల్లా కాంగ్రెస్, తూ. గో. జిల్లా (అప్పటి) బోర్డు ఉపాధ్యక్షులుగావుంటూ గత సంవత్సరం స్వర్గస్థులైన శ్రీ సూరిశెట్టి వెంకటస్వామినాయుడు చిత్రపటాన్ని తూ. గో. జిల్లా పరిషత్తు అధ్యక్షులు శ్రీ తోట రామస్వామి పొన్నమండ శ్రీ రామకృష్ణ పరిషత్తు పున్నత పాఠశాల భవనంలో ఆవిష్కరించారు.

మంగళగిరి

మంగళగిరి ఫిర్కా వైద్యసంఘ ద్వితీయ వార్షికోత్సవము ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలి ప్రధాన కార్యదర్శి శ్రీ కవిరాజ మోహన్‌గారి అధ్యక్షతను శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సత్రములో జరిగెను.

గుంటూరు జిల్లా ఆయుర్వేద మండలి అధ్యక్షులు శ్రీ సేతుమాధవరావు, కార్యదర్శి జనాబ్ ఎం.ఏ. సుబాను, డి.ఏ.ఏ. ఆచార్య, డా. అంబా వెంకటసుబ్బారావుగార్లు ఆయుర్వేద ప్రాముఖ్యము, అష్టాంగముల చికిత్స వైద్యశాస్త్ర రచన, క్రియాదుల వుపయోగములు వివరించిరి. శ్రీ యం. వి. యస్. ఆర్. ఆచార్యగారి అభివందన సమర్పణ చేశారు.

నూజివీడు యువజన కాంగ్రెస్ తీర్మానాలు

నూజివీడు, ఫిబ్రవరి 5:— నూజివీడు పట్టణ, తాలూకా, యువజన కాంగ్రెసు పర్వసభ్య అభిమానుల సమావేశము తాలూకా కాంగ్రెసు కార్యాలయములో పట్టణ యువజన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ మల్లెల సుబ్బారావు అధ్యక్షతన జరిగెను. సమావేశము నందు జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ యం. ఆర్. అప్పారావు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆస్థాన పండితులు శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రిగారి మరణానికి యీ సమావేశము వారు గాఢసంతాపము తెలుపుతూ తీర్మానించారు.

1961 సంవత్సరం ఏప్రియల్ నెలలో నూజివీడు నందు పట్టణ, తాలూకా యువజన కాంగ్రెసు రాజకీయ మహాసభలు జరుపుటకు ఏకగ్రీవముగా తీర్మానించారు.

ఆహ్వానసంఘమునకు శ్రీ యం. ఆర్. అప్పారావు అధ్యక్షులు. ఎస్. జి.వి. ఎస్. వరదాచార్యులుగారు ఉపాధ్యక్షులు, శ్రీ దేవినేని రాజారాం, శ్రీ చింతపట్ల రంగారావుగారు, కొవ్వర్లకోట వెంకట రామారావుగారు, కొండపల్లి రామారావుగారు, కార్యదర్శులుగాను శ్రీ మల్లెల సుబ్బారావుగారు కోశాధికారిగాను మరి 25 మంది సభ్యులతో ఆహ్వాన కమిటీని ఏకగ్రీవముగా ఎన్నుకోవడమైనది.

కవిసన్మానం

గుంటూరు, ఫిబ్రవరి 5:— ఆంధ్ర ప్రదేశ్ యాజ్ఞవల్క్య సంఘ ద్వాదశ వార్షికోత్సవ సందర్భమున శ్రీ ఏడునూతుల వేదగిరి రావు గారి అధ్యక్షతన ప్రఖ్యాత యువకవులు ''మధుర కవి'' శ్రీ కంవర్ల పాండురంగ శర్మ గారిని సన్మానించారు. ''విద్యా ప్రపూర్ణ'' శ్రీ ధర్మాల సుబ్బరాయ శాస్త్రిగారు శ్రీ శర్మగారికి ''కవిరత్న''యను బిరుదును ప్రదానం చేసారు. సభవారేకగ్రీవముగా హర్షధ్వానములమధ్య ఆమోదించారు.

శ్రీ పులిపాటి లక్ష్మీనారాయణ (హైదరాబాద్)గారు కవిగారి ''రసానందము''ను కావ్య ముద్రణభారము వహిస్తామన్నారు. ''కవిరత్న'' శ్రీ పాండురంగ శర్మగారు తగురీతిని సన్మానసంఘమునకు, శ్రీ పులిపాటి వారికి కృతజ్ఞతలను తెలుపుకొన్నారు. శ్రీ ఘంట్రాజు సత్యనారాయణ శర్మ (కవికోకిల) గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

ఇప్పటికి అంతా చాల బాగుగా వుంది!

రోజుగుల వస్తువుపోయి తీయడంలో ఆరంటూ లేదు...కాగితాలు అన్నీ కళగా వుంగంగా కలిసిపోవడంలేదు...ఫైళ్ళలో స్థలమంతా ఆక్రమించుకోవడంలేదు... కాగితాలు చిరుగుట లేదు: ఆల్విన్ ఫైలింగ్ కేబినెట్‌లు స్థలం తక్కువలో ఎక్కువ వెసులుబాటు వుంటేట్టు అతి జాగ్రత్తగా తయారు చేసినవి. గాల్వనైజ్డ్ బాల్ బేరింగ్‌లతో ఎక్కువబరువైనా అక్కడే నిలిచేట్టుగా తయారుచేయబడినందున డ్రాయర్లు ముట్టుకుంటేనే సాఫీగా వెలుపలికి రావడం, లోపలికి పోవడం జరుగుతుంది. కోరినవారికి కంప్రెసర్‌లతోగాని లేక ఆధునికమైన సస్పెండింగ్ ఫైలింగ్ సిస్టమ్‌కు అనువుగా రెయిల్స్‌తోగాని వీలు కావాలంటే అరి 2, 3 లేదా 4 డ్రాయర్లుగల కేబినెట్‌లు లభ్యం కాగలవు. అతి జాగ్రత్తగా ఎన్నుకోబడిన లోహాలతో సాంకేతిక ప్రవీణులైన ఆల్విన్ పనివారలు రోనియోవారి సహాయ, సహకారాలతో పనిచేస్తూ వున్నందున, మా ఫైలింగ్ సామగ్రిలో అదనపు విశేషాలు అనేకం.

మేనేజింగ్ ఏజెంట్లు: అల్విన్ H రోనియో లి.

హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్ లి. సనత్‌నగర్, హైదరాబాద్-18.

డీలర్లు: అమర్ ఏజెన్సీస్, హిందూపూర్, ఆంధ్రప్రదేశ్ — ఆలపాటి రామమూర్తి అండ్ కంపెనీ, పి. బి. బాక్సు నం. 25, హార్డువేర్ మార్కెట్టు, విజయువాడ — 1.

స్టాకిస్టులు: ఇండియా కమర్షియల్ కార్పొరేషన్, ''ఇండియా బిల్డింగ్సు'' 4204, సుభాష్ రోడ్డు, సికింద్రాబాద్.

దగ్గు!



కాస్ఫో దగ్గుని తక్షణమే నివారింపజేసి, గొంతు బాధలను శీఘ్రముగాను, శాశ్వతముగాను పోగొట్టును. కాస్ఫో దగ్గు బిళ్లలు దగ్గు రాకుండా కాపాడుటకు మేలైనవి. మీవద్ద ఎల్లప్పుడు 12 కాస్ఫో దగ్గుబిళ్ళలుగల ట్యూబును వుంచుకొనండి

కాస్ఫో

ఆయుర్వేదాశ్రమ్ ఫార్మసి లి. స్టేషను రోడ్డు, అహ్మదనగర్

స్టాకిస్టులు: శ్రీ దుర్గా డ్రగ్ స్టోర్స్, గాంధీనగర్, విజయువాడ—2, ఫోన్: (1063)

ఇంక్ అనకండి..

క్వింక్‌ను అని అడగండి!

క్వింక్ ఒక్కటే సాల్వ్-X ను గలిగియున్న పిరాసిరా, పెన్ను నైనా కుభపరచి, కాపాడును.

చెలీసార్క్ కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్ గిండి, మద్రాసు 32

టెండరు నోటీసు

నిడదవోలు పంచాయతీ

ది. 20—2—1961 వ తేదీ సాయంకాలం 4 గం. ల వరకు నిడదవోలు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారి వలనగాని, వారి అధికారము పొందిన యితర అధికారిచేగాని యీ క్రింది వాటికి సీలువేయబడిన టెండర్లు పిలువబడుచున్నవి. టెండరు షరతులు, యితర వివరములు పంచాయితీ కార్యాలయములో తెలుసుకొనవచ్చును.

పని వివరము.	ఎస్టిమేటు మొత్తం	కట్టవలసిన ధరావతు
	రూ.	రూ.
1. 1 వ వార్డు హరిజన పేటలో సిమ్మెంటు రోడ్డు.	900/—	45/—
2. 3 వ వార్డు గాంధి బొమ్మనుండి నిడదవోలు ఎర్రగూడెం రోడ్డు జంక్షనువరకు ప్యాచి రిపేర్లు.	410/—	20/—
3. 12 వ వార్డు రజక వీధి సిమ్మెంటు రోడ్డు.	740/—	40/—
4. 12 వ వార్డులో మాగాపు వారి వీధి సిమ్మెంటు రోడ్డు.	520/—	30/—
5. 12 వ వార్డు నాయుడు వీధి సిమ్మెంటు రోడ్డు.	600/—	30/—

1961—62 సం. నకు అనగా 1—4—61 నుండి 31—3—62 వరకు ప్రతినెల యీ క్రింది వాటిని సప్లయిచేయుటకు టెండర్లు తీసుకొనబడును.

1. పంచాయితీ ట్రాక్టరుకు డీసిల్ ఆయిలు సప్లయి.	20/—
2. వీధి లాంతర్లకు తెల్ల కిర్సనాయిలు.	20/—
3. మలేరియా స్కీము నిమిత్తం తెల్లకిర్సనాయిలు, క్రూడాయిలు సప్లయి.	20/—
4. దుప్పసోతు ఆహార పదార్థములు సప్లయి.	50/—

పంచదార	—	7200 పౌనులు.
ఉలవలు	—	12 బస్తాలు.
పెసలు	—	12 బస్తాలు.
తవుడు	—	12 బస్తాలు.
తెలకపిండి	—	120 వీశలు.
మినరల్ మిక్చరు	—	360 ఔన్సులు.
సబ్బుబిళ్ల	—	ఒకటిన్నోట.

[సం] ఎమ్. పుల్లరాజు
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

శరీర మంతటిని పరిమళముతో తాజాగా ఉంచును

దేహమంతా, రోజంతా శోభి దనము పొందుటకు పట్టువలె మెత్తనిది, మృదువైనది. సౌమ్యమైన ఔషధములు చేర్చబడినది మరియు తేలికైన సువాసనగలదగు కుటికురా టాల్కం పౌడరు రాసుకోండి.

కుటికురా
సౌమ్యమైన ఔషధములుగల
టాల్కం పౌడరు

ఆధునిక పద్ధతిని జీవించండి...







సమయమును, శక్తిని రక్షించుటకు సాధనములనివి
G.E.C.
గృహోప కరణములు

దీ జెనరల్ ఎలక్ట్రిక్ కం. ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
రిప్రెజెంటింగ్:
దీ జెనరల్ ఎలక్ట్రిక్ కం. లి., ఇంగ్లండు

క్రీడాలోకం:

పోలీస్ ఎథ్లెటిక్ పోటీలలో మరి రెండు కొత్త ప్రమాణాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 7:—

అఖిలభారత పోలీస్ ఎథ్లెటిక్ పోటీలలో నిన్నటిదినం ఇక్కడ మరి రెండు కొత్త రికార్డులు స్థాపించబడ్డాయి.

మొన్నటిరోజున (బ్రాడ్‌జంప్‌లో కొత్త రికార్డు స్థాపించిన శ్రీ గుర్బాచన్‌సింగ్ (సి. ఆర్. పి. సీమచ్) 'జెవెలిన్ త్రో'లో వెనుకటిరికార్డు లన్నీ అధిగమించి కొత్త రికార్డు స్థాపించాడు.

శ్రీ గుర్బాచన్‌సింగ్ 197 అడుగుల $1\frac{1}{2}$ అంగుళాల దూరం జెవెలిన్ విసిరాడు. జెవెలిన్ త్రోలో ఇప్పటివరకున్న పెద్ద రికార్డు 184 అడుగుల $5\frac{1}{4}$ అంగుళాలు. 1958 లో పంజాబ్ ఆటగాడు బక్షీష్‌సింగ్ ఈ రికార్డును స్థాపించాడు. ఈసారి జరిగినపోటీలో ఇతడు 180 అడుగుల $8\frac{1}{2}$ అంగుళాలదూరం జెవెలిన్ విసిరి తృతీయస్థానంలో వచ్చాడు.

'డిస్కస్ త్రో'లో పంజాబ్‌జట్టుకు చెందిన మేజర్‌సింగ్ తన వెనుకటి రికార్డును అధిగమించాడు. మేజర్‌సింగ్ స్థాపించిన కొత్త రికార్డు: 137 అడుగుల 9 అంగుళాలు. వెనుకటి రికార్డు: 132 అడుగుల $1\frac{1}{2}$ అంగుళాలు. పంజాబ్‌జట్టుకు చెందిన మరొక ఎథ్లెట్ 5,200 పాయింట్లు సాధించి 'డికాథాన్'లో గెలుపు సాధించాడు.

10,000 మీటర్ల పోటీలో మద్రాస్‌జట్టుకు చెందిన శ్రీ రాయప్పన్ అద్భుతవిన్నాణాన్ని ప్రదర్శించి విజయం సాధించాడు.

వివిధ పోటీల ఫలితాల వివరాలు ఇవి:

10,000 మీటర్లు: రాయప్పన్ (మద్రాస్) ప్రథమస్థానం, మొహియుద్దీన్ (మైసూరు) ద్వితీయస్థానం, మునుస్వామి (మైసూరు) తృతీయస్థానం. టైమ్: 33 నిమిషాల 1.1 సెకండ్లు.

జెవెలిన్: గుర్బాచన్‌సింగ్ (సి. ఆర్. పి. సీమచ్) ప్రథమస్థానం, కరన్‌చంద్ కోరాన్ (బీహార్). ద్వితీయస్థానం, బక్షీష్‌సింగు (పంజాబ్) తృతీయ స్థానం, దూరం: 197 అడుగుల $1\frac{1}{2}$ అంగుళాలు (కొత్తరికార్డు).

డిస్కస్: మేజర్‌సింగ్ (పంజాబ్) ప్రథమస్థానం, బిజయ్‌సింగ్ (బీహార్) ద్వితీయస్థానం, బల్దేవ్‌సింగ్ (పంజాబ్) తృతీయ స్థానం, దూరం: 137 అడుగుల 9 అంగుళాలు (కొత్తరికార్డు).

హాప్, స్టెప్ అండ్ జంప్: సుధాకరరెడ్డి (ఆంధ్రప్రదేశ్) ప్రథమస్థానం, జి. బి. సింగు (సి. ఆర్. పి. సీమచ్) ద్వితీయస్థానం, గురుదేవ్ సింగ్ (పంజాబ్) తృతీయస్థానం, దూరం: 46 అడుగుల $10\frac{1}{2}$ అంగుళాలు.

డికాథాన్: లస్కర్‌సింగ్ (పంజాబ్) ప్రథమస్థానం, రమేష్‌చందర్ (ఉత్తరప్రదేశ్) ద్వితీయస్థానం, పక్కియప్పిళ్లే (మద్రాస్) తృతీయస్థానం.

ఇండియా, పాకిస్తాన్ జట్లమధ్య ఆఖరి క్రికెట్ టెస్ట్

8 వ తేదీనుంచి ఢిల్లీలో ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:—

ఇండియా, పాకిస్తాన్ జట్లమధ్య 5వ క్రికెట్ టెస్ట్‌పోటీ రేపటినుంచి ఇక్కడ ప్రారంభం కాబోతున్నది. అమృత్‌సర్ నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లంతా (18 మంది) నిన్న ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. ఒక్క జయసింహ తప్పించి భారతజట్టులోని ఆటగాళ్లుకూడా ఢిల్లీ చేరుకున్నారు. జయసింహనేటిసాయంత్రానికి రావచ్చు.

ఢిల్లీ వాతావరణం గత వారంరోజులుగా అంత ఉత్సాహకరంగా లేదు. నిన్నంతా ఆకాశం మేఘాచ్ఛాదితంగానే ఉన్నది. అప్పుడప్పుడు కొన్ని వానజల్లులు కూడా పడ్డాయి. అయితే వచ్చే 24 గంటలలోను వాతావరణం తెరిపివ్వవచ్చునని వాతావరణ సూచనాలయం వార్తలు తెలుపుతున్నాయి.

చతురంగం

మద్రాస్, ఫిబ్రవరి 7:—

ఆసియా చతురంగం పోటీల సందర్భంగా భారత చతురంగం ఛాంపియన్ మాన్యూల్ ఆరాన్‌కు, ప్రముఖ ఆస్ట్రేలియన్ ఆటగాడు సి.జె. పర్డీకి మార్చి 3వ తేదీనుంచి మద్రాస్‌లో పోటీ ప్రారంభమవుతుంది.

ఇటీవల విజయవాడలో జరిగిన వ్యాయామ ప్రదర్శన పోటీలలో 1961 సంవత్సరానికి 'ఆంధ్ర శ్రీ'గా ఎన్నికైన కాకినాడ వాస్తవ్యులు శ్రీ నామాని రంగారావు. 1958 లో పొన్నూరులోను, 1960 లో కాకినాడలోను జరిగిన వ్యాయామ ప్రదర్శనల్లో కూడా వారు 'ఆంధ్ర శ్రీ'గా ఎన్నికైనారు.

మలయాలో విదేశీయులు

నిర్బంధంగా స్వదేశాలకు పంపివేయడానికి నూతన శాసనం

కౌలాలంపూర్, ఫిబ్రవరి 7:—

చట్టవిరుద్ధంగా మలయాలో ప్రవేశించి ఉంటున్న విదేశీయులను అందరినీ అరెస్టుచేసి నిర్బంధంగా వారి స్వదేశాలకు పంపివేయడానికి ప్రభుత్వానికి అధికారాన్ని యిస్తూ మలయా ఫెడరల్ పార్లమెంటు నేడు చట్టాన్ని సవరించింది. ఇంతవరకు రెండు సంవత్సరాలు పైబడి నివసిస్తున్న విదేశీయులను అరెస్టుచేసే అధికారం లేదు.

ఈ శాసనాన్ని అనుసరించి విదేశీయులు ఎంతకాలం ఉన్నప్పటికీ మలయా ఉద్యోగులకు అధికారం ఉంది. చట్టవిరుద్ధంగా విదేశీయులను కొనితెచ్చే నౌక 75 టన్నులు బరువులోపు ఉన్న వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.

దాహబాధవల్ల 25 లక్షల గొర్రెల మరణం

మాస్కో, ఫిబ్రవరి 7:—

1960 లో సోవియెట్ యూనియన్‌లోని కజక్‌స్థాన్ ప్రాంతంలో 25 లక్షల గొర్రెలు దాహబాధవల్ల మరణించినట్టు నిన్న ప్రకటించబడింది.

హైదరాబాద్, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, బెజవాడ, గుంటూరు మరియు నెల్లూరు పిలుపు.

మీ వ్యాధులకు
కవిరాజ్
పండిత్
దుర్గాదత్తశర్మ,
వైద్యవాచస్పతిని
దిగువచోట్ల సంప్రదించండి.



1. హైదరాబాద్: (ప్రతినెల 10వ తేదీ) ఉ. 10—00 గం. నుండి మ. 1—00 సా. 4—00 నుండి రా. 7—00 వరకు తాజమహల్ హొటల్, కింగుకోటిరోడ్, ఫోన్: 5591.
2. మచిలీపట్నం: (ప్రతినెల 11వతేదీ) ఉ 9—00 గం. నుండి మ. 12—30 వరకు ఇంద్రభవన్ హొటల్, ఫోన్: 16.
3. ఏలూరు: (ప్రతినెల 11వ తేదీ) మ 3—00 గం. నుంచి సా. 6—00 గం. వరకు) వసంతమహల్‌లాడ్జి, ఫోన్: 90 ఎ.
4. రాజమండ్రి: ప్రతినెల 12వ తేదీ. (ఉ. 7—30 నుండి సా. 3—00 గం వరకు) శాంతినివాస్, ఫోన్: 22 ఎ.
5. బెజవాడ: ప్రతి నెల 13 వ తేదీ (ఉ. 7—30 గం. నుండి మ. 3 గం. వరకు) వెల్‌కం‌హొటల్, సుమతి బిల్డింగ్సు, గాంధినగర్, ఫోన్: 286.
6. గుంటూరు: ప్రతి నెల 13 వ తేదీ (సా. 4 గం. నుండి రా. 7—00 గం. వరకు) ఉడిపి శ్రీకృష్ణ భవన్, స్టేషన్ రోడ్డు, ఫోన్: 181.
7. నెల్లూరు: ప్రతినెల 14 వ తేదీ (ఉ. 7—30 గం.నుండి మ. 10—30గం. వరకు) అజంతా హొటల్, ట్రంక్‌రోడ్డు, ఫోన్: 100.

వీరు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణం చేస్తారు.

పై షెడ్యూలు గమనించి, ఈ దిగువ జబ్బులకు ఆరితేరిన వీరి సలహా పొందండి.

గుండె జబ్బు, నరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, ఉన్మాదము, అతిమూత్ర వ్యాధి, ఉబ్బసము, హిస్టీరియా, బొల్లి, సైనస్, బోదవ్యాధి, ఫిస్టులా, మూల వ్యాధి, రక్తం విషమెక్కుట ఆదితర క్లిష్ట వ్యాధులకు.

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City (India). 10.



భూమిమీద మీరెచ్చటకు పోవలసియున్నా 'జీప్' ఒక అమూల్య ప్రయాణసాధనము

ఏవిధమైన సేవయుండైనా సరే...

పరిశ్రమ మొదలుకొని ప్రతి సేవ వరకూ, విల్లీస్ జీప్ అత్యంత ఉపయుక్తమైన పలువిధ కార్యకుశలతగల శకటము—దాని పనిచేసే నిర్మాణ విధానముతున్న మహనీయమైన ఆటో ఇంజనీరింగ్ నేర్పుకున్న కామక. రోడ్ల మీదనైనా రోడ్డు లేని స్థలములందైనా. కఠినకార్యాచరణ నిమిత్తం నియమితమైన విల్లీస్ జీప్, ఎండా కాలమందు, వర్షాకాలంలోను, బురదలోగాని, కాలువలందుగాని, లేక గుట్ట లెక్కుటలోగాని, రాళ్ళమయమైన పల్లములందు దిగుటలోగాని, అత్యంత భద్రతతోను సౌఖ్యంగాను, మీ ప్రయాణ సమస్యలను దిగ్విజయంగా పరిష్కరించును. అంతేగాక, తక్కువ పోషణ ఖర్చుతో సంవత్సరాల తరబడి మీకు అత్యుత్తమంగా పనిచేయును.

Jeep

ఉత్తరోత్తరముగా భారతదేశంలో నిర్మించువారు:
మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్.,
బొంబాయి - కలకత్తా - ఢిల్లీ - మద్రాస్.

దక్షిణ ప్రాంతమునకు అర్హతగల వ్యాపారులు

ఇండియా గెరేజ్, 34, మౌంట్ రోడ్, మద్రాస్
టి. వి. సుందరమ్ అయ్యంగార్ అండ్ సన్స్ ప్రైవేట్ లి., మదురై
ఇండియా గెరేజ్. 18, సెంట్ మార్కుస్ రోడ్, బెంగుళూరు
ఆటోమోటివ్ మేన్యుఫేక్చరర్స్ ప్రైవేట్ లి.. 8571, రాష్ట్రపతి రోడ్, సికిందరాబాద్
గణపతి గేరేజ్ (1959), గాంధి నగర్, విజయవాడ

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 7:—

కాటన్‌సీడ్ ఆర్డినరీ—	రు. 145.50
ఇండియన్ బరాన్—	రు. 24.40
బంగారం (పాల్సు)	రు. 120.70
వెండి పాల్సు)—	రు. 207.00
లిన్‌సీడ్	రు. 34.00
ప్రత్తి విత్తనాలు	రు. 83.50
ప్రత్తి జరిలా (ఏప్రిల్)	558.25
వేరుశెనగ (మే)	216.50
ఆముదాలు (మే)	168.75

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 7:—
74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—50
డి. బి. సన్నాలు ,,	25—50
3 వణుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా. బస్తా

	50—00
(మెట్ట) పెసలు	52—00
నల్లపెసలు నీలాలు	47—00
మినుములు	52—50
మినుములు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్న మణుగుల బస్తా	47—0

విజయవాడ బులియన్ మార్కెట్

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	141—00
సావరిన్	95—00
వెండి 100 తు.	242—00
వెండి 1 తు.	2—44

మీరు నిద్రించునప్పుడు ఉబ్బసపు తెమడను సడలించును

ఊపిరి బిగదీయుట, దగ్గు, శ్లేష్మము, గొంతు నొప్పి, ఉబ్బసము, రొమ్ము శల్యము, జలుబు మరియు జ్వరము మొదలగు వ్యాధులతో బాధపడు వేలకొలది రోగులు యిక పిటికి భయపడనక్కరలేదు. అమెరికా దేశపు ఆధునిక ఔషధములో శాస్త్రోక్తముగా తయారైన ఈమందు, గుండె, ముక్కు మొదలగు భాగములకు రక్తము ద్వారా వ్యాపించి శ్లేష్మమును హరించును. మీకు వెంటనే ఊపిరి బాగుగావచ్చును, దగ్గు శ్లేష్మము తగ్గి పసిబిడ్డవలె నిద్రించగలరు. పూర్తిగా తృప్తి నివ్వుటకు గ్యారంటీ యివ్వబడిన మెండకో (MENDACO)ను మీ కెమిస్టువద్ద కొనండి.

MILLER BANIANS
మిల్లర్ హెడ్డెరిన్
'రెండు లేళ్ల' బనియన్లు వాడండి!

రష్యాతో నిర్మాణాత్మక స్నేహ సంబంధాలు

:x:

పెంపొందించుకోగల అవకాశాలను అమెరికా పరిశీలించగలదని శ్రీ రస్క్ సూచన

వాషింగ్టన్ ఫిబ్రవరి 6:—

అమెరికా విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్ నేడు పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆర్ బి-47 వైమానికులను సోవియెట్ యూనియన్ విడుదల చెయ్యడంతో ఒక చిక్కుసమస్య తొలగిపోయిందని పేర్కొన్నారు.

ఉభయదేశాలమధ్య నిర్మాణాత్మక సంబంధాలు ఏర్పాటు కావడానికి ముందు ఇంకా ఎక్కువ కృషి చెయ్యవలసి వుందనికూడా ఆయన అన్నారు.

వచ్చే కొంది వారాలలోను రష్యాతో నిర్మాణాత్మకమైన సంబంధాల ఏర్పాటుకు గల అవకాశాల పరిశీలనకు అమెరికా ప్రయత్నించగలదని, అయితే గత కొంది వారాలలోను జరిగిన సంఘటనల పరంగా ఉభయదేశాల మధ్య సంబంధాల సరళిలో మార్పువస్తే అమిత ఆశాభావం పెట్టుకోరాదనే తాను ఆశిస్తున్నానని కూడా ఆయన అన్నారు.

ఇటీవల జరిగిన కమ్యూనిస్టు 'శిఖరాగ్ర' సమావేశం ప్రకటించిన ప్రణాళిక, కాంగో, లావోస్ సమస్యలను అమెరికన్‌లు యిప్పటికే ఎదుర్కొంటున్నారని, అమెరికా వీటి విషయంలో ముందంజ వేయడానికి యిప్పటికే తీవ్ర ప్రతిబంధకాలు కలవని, ఇంకా కష్టపడి కృషి చెయ్యవలసి వుందని శ్రీ రస్క్ అన్నారు.

రష్యా అమెరికాలు వివిధ సమస్యలపై ఒడంబడికలు కుదుర్చుకోవడంగాని, వాటి మధ్య సహజీవనం గాని సంభవమని మీరు తలపోస్తున్నారా అని ప్రశ్నించగా మొత్తంమీద ఇలా జరగగలదని తాను చెప్పజాలనని శ్రీ రస్క్ అన్నారు.

తనకు సాధ్యపడగలదని తోచిన సందర్భాలలో అంతర్జాతీయ సమస్యలపై ఒప్పందాలను కుదుర్చుకోడానికి ఉద్రిక్త పరిస్థితుల తొలగింపునకు, మరింత నిర్మాణాత్మకమైన సంబంధాలకు తగు ప్రాతిపదికను కనుగొనడానికి అమెరికా ప్రయత్నించగలదని శ్రీ రస్క్ అన్నారు.

శ్రీ రస్క్ ఇంకా ఇతర విషయాలనుగురించి ఈవిధంగా సూచించారు:

లావోస్

"లావోస్‌కు వేర్వేరు వర్గాలనుంచి చేరుతున్న ఆయుధాల విషయంలో అంతర్జాతీయ తనిఖీ ఏర్పాటుండాలి.

"లావోస్‌ను శాంతియుతమైన స్వతంత్ర రాజ్యంగా రూపొందించడానికి గల రాజకీయ మార్గాలను గురించే అమెరికా ఆలోచిస్తున్నది. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి వీలుగా సైనిక పరిస్థితి చక్కబడగలదనే నేను ఆశిస్తున్నాను."

చైనా

మిత్రరాజ్యసమితిలో చైనాకు సభ్యత్వమివ్వక తప్పదనే కెన్నెడీ ప్రభుత్వం భావిస్తున్నదా అని ప్రశ్నించగా అమెరికా కోమిన్‌టాంగ్ ప్రభుత్వానికి, ఫార్మోజా ప్రజలకు చాలా ఒప్పందాలనిచ్చి వున్నదని శ్రీ రస్క్ అన్నారు.

ఈవిషయాన్ని యింకా పరిశీలించడానికి వీలుగా అలా ఆట్టే పెట్టడం మంచిదని ఆయన అన్నారు.

ఆయుధ నిరసనపై చర్చలలో కమ్యూనిస్టు చైనాకు కూడా ఆహ్వానం పంపడం అభిలషనీయమనే భావిస్తారా అని ప్రశ్నించగా ఎక్కువగా సాయుధ బలాలుకల దేశాలు ఆచరణ సాధ్యమైన ఒక ఒప్పందానికి వచ్చేవరకు ఏ పరిష్కార మార్గాన్నైనా కనుగొనడం సులభం కాదని శ్రీ రస్క్ పేర్కొన్నారు.

కాంగో

కాంగోలో శాంతిస్థాపన జరగాలంటే మిత్రరాజ్యసమితిలో సహకారం అవసరమని, కాంగోలోని రాజకీయ నిర్బంధితుల విడుదల చేస్తూ, దాని భవితవ్య నిర్ణయానికి కృషి అక్కడనే జరగాలని శ్రీ రస్క్ అన్నారు.

సమైక్య, స్వతంత్ర, శాంతియుత దేశంగా కాంగోను రూపొందించడం సమితి బలాలను బలపరచడంపైనే ఆధారపడి వుండగలదని అమెరికా భావిస్తున్నదని శ్రీ రస్క్ వక్కాణించారు.

కాంగోలో శాంతిభద్రతల పునఃస్థాపన జరగగలదనేఆశతో సమితికి అక్కడ విస్తృతాధికారాల నివ్వడం విషయమై అమెరికా గత కొంది రోజులుగా సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హామర్ షెల్డ్‌తోను సమితి సభ్యత్వం కల మరికొన్ని దేశాలతోను సంప్రతిస్తున్నదని శ్రీ రస్క్ వక్కాణించారు.

కెన్నెడీ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రతిపాదించిందన్న వార్త నిజంకాదని అమెరికన్ విదేశాంగ మంత్రి అన్నారు.

తాను యింతకుముందు పేర్కొన్న సంభాషణలు సోవియెట్ యూనియన్‌తో జరిగివుండలేదని అట్టి సంభాషణలలో పాల్గొనవలసిందిగా సోవియెట్ యూనియన్ త్వరలో ఆహ్వానించబడగలదని శ్రీ రస్క్ సూచించారు.

కాంగో సమైక్యతకు, శాంతిభద్రతల పునస్థాపనకు తమ రాజ్యాంగాన్ని తామే సిద్ధంచేసుకొని మామూలు జీవితపరిస్థితుల పునరుద్ధరణకు వీలుగా రాజకీయమైన ఏర్పాట్లు కావించుకొనడానికి అవకాశమిచ్చే ప్రణాళికను మిత్రరాజ్యసమితియే రూపొందించాలని శ్రీ రస్క్ నొక్కి వక్కాణించారు.

బెర్లిన్, జర్మనీల విషయంలో కెన్నెడీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదనీ, అది యిప్పటికీ తానెదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటిగా భావిస్తూనే వున్నదనీ అమెరికన్ విదేశాంగమంత్రి పునరుద్ఘాటించారు.

మితవాదులు గాని, అతివాదులుగాని ఎక్కడైనా సాగించే నిరంకుశాధికారాన్ని రూపుమాపడంతో యితర దక్షిణ అమెరికన్ రాజ్యాలతో సహకరించడానికి అమెరికా సిద్ధంగావున్నదనీ, సాంకేతిక సహాయం, పెట్టుబడి సహాయాల ద్వారా పశ్చిమార్ధగోళంలోని దేశాల ఆర్థికాభివృద్ధి సాధనకు అమెరికా సిద్ధంగా వున్నదని కూడా శ్రీ రస్క్ వివరించారు.

శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి దేవస్థానం,
కాళహస్తి, చిత్తూరుజిల్లా.

మహా శివరాత్రి (బ్రహ్మోత్సవములు ది. 8—2—1961 (బుధవారము) మొదలు ది. 20—2—1961 (సోమవారం) వరకు జరుపబడును గాన యావన్మంది భక్తోత్తములు విచ్చేసి శ్రీ స్వామివార్ల అనుగ్రహము పొందుదురుగాక.

13—2—61 (సోమవారము) మహా శివరాత్రి, నందిసేవ పుత్సవము, లింగోద్భవ అభిషేక దర్శనము.
14—2—61 (మంగళవారము) రథోత్సవము.
15—2—61 (బుధవారము) శ్రీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవము.
17—2—61 (శుక్రవారము) కైలాసగిరి ప్రదక్షిణోత్సవము.

డి. సుబ్రహ్మణ్యశాస్త్రి, పెయిడ్ ట్రస్టీ.

ఛాంపియన్ కలాలు

10—1—61 నుంచి 10—3—61 వరకు

ఆంధ్రప్రదేశ్‌లో పెంపరరీ ప్రైజుస్కీము. ఓపెనింగు తేది 26—3—61. ఒక్కొక్క కలానికి కన్సెషన్ రేట్లు రు. 1—50, 1—75, 2—00, 2—50, 3—00, పెన్, పెన్సిల్ సెట్టుకు రు. 4—50. ఒక్కొక్క కలముతో—

- ఒక క్యాలెండరు ఉచితం.
- ఒక ఫౌంటెన్‌పెన్ పాళీ ఉచితం.
- ఒక గిఫ్టు కూపన్ ఉచితం.

—: ప్రతి చోటా అమ్మబడును :—

మోటార్‌సైకిల్సు, కుట్టు మెషిన్లు, సైకిల్ మొదలైన గిఫ్టు స్కీము ద్వారా 251 బహుమతులు యివ్వబడును.

ఏజంట్లు: జే. పి. గుప్త అండ్ కంపెనీ,
శేఠ్జీ బిల్డింగు, నిజాంషాహి రోడ్డు, హైదరాబాద్—1. (ఖాన్ అండ్ సన్స్.)

మార్గమందు వేగముగా నడచి పోవుచున్నది



జీవితమందలి ఒడుదుడుకులలో ఆటంకముల కడ్డుగా దూసుకు పోవుచున్న కిర్లోస్కర్ డీసెల్ సంపత్తికి అద్భుతమంతపు మార్గమును నిర్మించుచున్నది భూమిని వికసింప జేయుటకు చాలాలోతునుండి నీటిని తోడే పంపులను అది నడుపు చున్నది. ప్రతిఫలదాయక కార్యము కొరకున్ను అది శక్తిని రూఢిగా సమకూర్చుచున్నది ...సంపదకు, సౌఖ్యముకు...

కిర్లోస్కర్

5 హెచ్. పి. డీసెల్ ఇంజన్‌లు

కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లిమిటెడ్. పూనా-3 (భారతదేశం)

KOEL/TL-10/60 TOM & BAY

నీళ్ళకు పొడుగాటి చాంతాడు అవసరంలేదు!

లోతు బావిలోనుంచికూడ నీళ్లు తోడడం శక్తివంతంగా పనిచేసే మైయర్స్ లేదా వాస్ప్ ఆటోమేటిక్ పంపుకు అతి తేలికైన పని. ఒక పంపు నిర్మించుకొని మీకు కావలసినంత నీళ్లు తీసుకొనండి!

Myers or Wasp
PUMPING SYSTEMS
మైయర్స్ లేదా వాస్ప్
పంపింగ్ సిస్టంలు



అమ్మకములు, విడిభాగములు, విపులాలనర్వీసు:
వాటర్ సప్లయి స్పెషలిస్ట్సు ప్రైవేట్ లి.
45తంబుచెట్టివీధి, పోస్టుబాక్స్ 1707, మద్రాస్.
80 సంవత్సరములకు పైగా పంపుల డీలర్లు.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజెంట్ల ద్వారా ప్రదేశాలలో రు. న.		పోస్టు ద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808453

ANDHRA PRABHA, VIJAYAWADA.

2 గంటలలో రు. 12 లక్షలు

బెంగుళూరు, ఫిబ్రవరి 7:— కేంద్ర ఉపమంత్రిణి శ్రీమతి తారకేశ్వరి సిన్హా నేడు నగరంలో కాలినడకను రెండు గంటలసేపు పర్యటించి, జాతీయ పొదుపు ఉద్యమాన్ని ప్రచారంచేస్తూ, 12లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. పిమ్మట ఆమె టౌన్‌హాలులో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ, ఇతర నగరాలు బెంగుళూరును ఆదర్శంగా ఎంచుకోవాలని పేర్కొన్నారు.

సంపుటి: 26 సంచిక: 38 ★ విజయవాడ 9-2-1961 గురువారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

ప్రతి పంచాయతీ సమితికి ఐదేళ్లలో రు. 22 లక్షల కేటాయింపు

సమాజాభివృద్ధి, ఇతర కార్యక్రమాలక్రింద ఖర్చు జరుగగలదని రాష్ట్రప్లానింగ్ మంత్రి ప్రకటన

—: x :—

ప్రభుత్వం, ప్రజలనుండి లభించే సహాయంతో ప్రతిసమితి ఒక పంచవర్ష పథకాన్ని రూపొందించుకోవాలని సూచన

(ఆంధ్రప్రభ విలేఖరి) నల్లగొండ, ఫిబ్రవరి 8:— వచ్చే అయిదు సంవత్సరాలలోను సమాజాభివృద్ధి పథకం, మామూలు ఇతర ఆర్థికాభివృద్ధి కార్యాక్రమాల క్రింద ప్రతి పంచాయతీ సమితికి 22 లక్షల రూపాయలు కేటాయించబడగలదని ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ మంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి ప్రకటించారు.

నల్లగొండ జిల్లాలోని ఆలేరు పంచాయతీసమితి బ్లాకును ప్రారంభోత్సవంచేస్తూ ప్రభుత్వం, ప్రజలనుండి లభించే ధన సహాయంతో ప్రతి పంచాయతీసమితి ఒక పంచవర్షప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

కేవలం ప్రభుత్వంనుండి లభించే సహాయంతో ప్రజావసరాలను తీర్చడం సాధ్యంకాదని, అందుచేత ప్రజలనుండి డబ్బురూపేణ, శ్రమదానంద్వారా సహాయాన్ని పొందవలసిన అవసరం ఎంతైనా కలదని శ్రీ రంగారెడ్డి స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాలను అన్నిరంగాలలో అభివృద్ధి పరచడమే సమాజాభివృద్ధి కార్యక్రమాల ప్రధానలక్ష్యమని పేర్కొన్నారు. గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వోద్యోగుల ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు అమలుజరుగుతున్నందున ఇంతవరకు జరిగిన అభివృద్ధి ప్రోత్సాహకరంగా లేదని శ్రీ రంగారెడ్డి వివరించేశారు.

సమాజాభివృద్ధి కార్యక్రమాలను అమలు జరిపే బాధ్యత బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లపై ఉన్నందున, గత ఏడుసంవత్సరాలుగా ప్రజలు ఈ కార్యక్రమాలను అమలుజరపడం తమ స్వంత బాధ్యతగా స్వీకరించలేకపోయా రని అన్నారు.

సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల కార్యక్రమంగా రూపొందించే లక్ష్యంతోనే పంచాయతీ రాజ్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని, దీనితో ప్రజాప్రతినిధులతో ఎన్నుకోబడిన పంచాయితీ సమితులు, పంచాయతీలు, జిల్లా పరిషత్తులపైన ఈ కార్యక్రమాన్ని అమలుజరిపే బాధ్యతను పెట్టడం జరిగిందని శ్రీ రంగారెడ్డి వివరించారు. తృతీయ ప్రణాళికలో వివిధసమాజాభివృద్ధి కార్యక్రమాలను అమలుజరపడంలో పంచాయతీ అధ్యక్షులకు మరింత ఎక్కువ బాధ్యత గలదన్నారు.

దారిద్ర్య నిర్మూలనకు సమష్టి కృషి

దేశంలో దారిద్ర్యాన్ని తుదముట్టించడానికి, జీవనప్రమాణాన్ని పెంచడానికి ప్రజలు సమష్టిగా తీవ్రకృషిని చేయవలసి ఉంటుందని విజ్ఞప్తి చేశారు.

నల్లగొండజిల్లా కలెక్టర్ శ్రీ అల్లాయార్ ఖాన్ మంత్రికి స్వాగతం చెబుతూ ప్రసంగించారు. వివిధ పథకాలను అమలు జరపడానికి గ్రామసీమలలో సమర్థులైన నాయకుల అవసరము ఎంతైనా కలదన్నారు.

జిల్లా పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు శ్రీ టి. వి. రామారావు సమావేశానికి అధ్యక్షతవహించారు. విదేశాలనుండి ఆహారధాన్యాల దిగుమతిని తగ్గించుకోడానికి ప్రతిగ్రామంలోను వ్యవసాయోత్పత్తులను ఎక్కువచేయాలని, ఈ దృష్టితో ఆహారోత్పత్తి పథకాన్ని ప్రతిగ్రామంలోను రూపొందించడం అవసరమని సూచించారు.

కమ్యూనిస్టు శాసన సభ్యురాలు శ్రీమతి ఆరుట్ల కమలాదేవి, శ్రీ వి. కాశీరావ్ వీరిద్దరు కూడా ప్రసంగించారు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ విధానాన్ని అమలుజరపవలసిన ఆవశ్యకతను గురించి వారు నొక్కి చెప్పారు.

గ్రామీణ పరిశ్రమల ప్రదర్శనను ఈ సందర్భంలో ఏర్పాటు చేశారు. స్థానిక పరిశ్రమలలో తయారయిన వస్తువులను, ప్రభుత్వశాఖల ఆధ్వర్యాన నడిచే పరిశ్రమలలో తయారయ్యే వస్తువులను దీనిలో ప్రదర్శించారు.

ఆలేరు పంచాయతీ సమితి అధ్యక్షుడు శ్రీ వి. లక్ష్మీనరసయ్య వందనసమర్పణతో సమావేశం సమాప్తమయింది.

ఢిల్లీకి భూటాన్ మహారాజురాక

విమానాశ్రయంలో శ్రీ నెహ్రూ, ప్రభృతుల స్వాగతం

ఢిల్లీ, ఫిబ్రవరి 8:— భూటాన్ మహారాజు శ్రీ జిగ్మీదోర్జీ వాంగ్‌చుక్ మూడురోజులపాటు అధికారరీత్యా ఇండియాను దర్శించడానికై నేడు యిక్కడకువచ్చారు.

ఆయన కలకత్తానుంచి ఒక భారత వైమానిక దళం విమానంలో వచ్చారు.

విమానాశ్రయంవద్ద గౌరవ లాంఛన మర్యాదలతో ప్రధాని శ్రీ నెహ్రూ, ఇతర మంత్రులు ఉద్యోగులు స్వాగతమిచ్చారు.

తదుపరి ఆయన ప్రధాని శ్రీ నెహ్రూతో కలిసి కారులో హైదరాబాద్ భవనానికి వెళ్లారు.

ఢిల్లీకి సోవియట్ ప్రతినిధి ఆగమనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:— సోవియట్ యూనియన్ విదేశ ఆర్థిక సంబంధాలమంత్రి మండలి కమిటీ అధ్యక్షుడు స్కాచ్‌కోవ్, నేడు న్యూఢిల్లీకి వచ్చారు. తృతీయ ప్రణాళికకై సోవియట్ యూనియన్ యిచ్చిన 60 కోట్లను ఎలాగ ఉపయోగించాలో, ఆయన ప్రభుత్వ ప్రతినిధులతో చర్చిస్తారు. ఆయనకు విమానాశ్రయంవద్ద కేంద్రమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి ప్రభృతులు స్వాగతమిచ్చారు.



క్రొత్త కేన్యూట్

జబల్పూరులో తిరిగి ఉద్రిక్త పరిస్థితి

—: x :—

పోలీసుల కాల్పుల ఫలితంగా

10 మంది మరణం: 28 మందికి గాయాలు

జబల్‌పూర్, ఫిబ్రవరి 8:— గతరాత్రి జబల్‌పూర్‌లో తిరిగి, అల్లరులు ప్రజ్వలింపగా పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టడానికి కాల్పులు సాగించవలసి నదనీ తత్ఫలితంగా పదిమంది మరణించారని, 28 మంది గాయపడ్డారని తెలియవస్తున్నది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ కె. ఎన్. కట్జూ ఈ సంఘటనలను పూర్తిగా దర్యాప్తు చేయించగలమని నిందితులను చట్టరీత్యా శిక్షించగలమని, నేడు శాసనసభలో ప్రసంగిస్తూ సభ్యులకు వాగ్దాన మిచ్చారు. శాంతియుత పరిస్థితులు నెలకొనేవరకు ఈ విషయాన్ని అసెంబ్లీ చర్చించరాదని సభ్యులు పట్టుపట్టరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.

నేడు శాసనసభలో ప్రవేశపెట్టబడిన వాయిదా తీర్మానాలను గురించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పైవిధంగా విజ్ఞప్తిచేశారు. వాయిదా తీర్మానాలను స్పీకరు త్రోసిపుచ్చారు.

జబల్పూరులో జరిగిన సంఘటనల పూర్తి వివరాలను అసెంబ్లీకి తెలియచేయాలని కమ్యూనిస్టు, జనసంఘ సభ్యులు కోరారు.

ప్రజా సోషలిస్టు, కమ్యూనిస్టు, జనసంఘ, హిందూ మహాసభ సభ్యులు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించారు.

మరికొన్నిచోట్ల దుస్సంఘటనలు

జబల్పూర్ నగరంలో పయోమొహల్లా, జిమ్మహుసపూర్, కటక్ మొహల్లా మున్నగుచోట్ల అల్లరులు జరిగాయని వాటిని అదుపులో పెట్టడానికి పోలీసు బలగాలు వెళ్ళవలసి వచ్చినవనీ, తెలియవస్తున్నది. పోలీసుల కాల్పులవల్ల కొందరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మోతీ మసీదులో అల్లరి మూకలు చేరారు. లోనుంచి తుపాకీ కాల్పులు వినిపించాయి. ఫలితంగా కొందరు గాయపడ్డారు.

పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్చారు. మృతకళేబరాలను వశం చేసుకున్నారు. అల్లరిలో చనిపోయినవారి మృతకళేబరాలు కొన్ని హనుమంతచెరువులో దొరికాయి. అల్లర్లు 11 గంటలకల్లా తగ్గిపోయినాయి. కానీ ఉద్రిక్త పరిస్థితి మాత్రం అలాగే వుండిపోయింది.

నగరంలో కొన్ని ప్రాంతాల ప్రజలు తమకు రక్షణ కావాలని పోలీసులకు వర్తమానం పంపారు. గత శనివారంనాడు ఈ సంఘర్షణలు ప్రారంభమయినాయి. అప్పటినుండి నేటివరకు 500 మంది మొత్తంఅరెస్టు అయ్యారని వీరిలో 200 మంది నిన్నరాత్రి జరిగిన అల్లరులకు పిమ్మట అరెస్టు అయినారనీ, జబల్పూరు కమిషనర్ నేడొక ప్రకటన కావించారు.

తెల్లవారేసరికి నగరంఅంతా ఉద్రిక్తతతో నిండి అట్టుడుకుతున్నట్టుగా ఉన్నది.

నిన్నరాత్రి అల్లరి మూకలు తగులబెట్టిన ఇళ్లు తెల్లవారిన తరువాతకూడా మండుతూనే ఉన్నాయి. దుకాణాలు మూసివేయడంవల్ల పట్టపగలే చీకటి ఆవరించినట్టు వీధులన్నీ నిర్జనంగా, నిద్రపోతున్నట్టుగా ఉన్నాయి.

అల్లర్లు జరిగిన ప్రాంతాలలోని కుటుంబాలను సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు ఇది ఇలాఉండగా నగరంలో నేటి ఉదయం తిరిగి మళ్లీ అల్లర్లు విజృంభించి అక్కడ చెదురు మదురుగా కొన్ని దుస్సంఘటనలు జరిగినట్టు తాజావార్తలు తెలుపుతున్నాయి.

నిన్నరాత్రి జరిగిన అల్లర్లలో ఇరుపక్షాలవారు విచ్చలవిడిగా కత్తులు, బాకులు, తూటాలు మొదలైన ఆయుధాలన్నీ ఉపయోగించారట.

అల్లరి ప్రాంతాలలోని ఇళ్లు సోదాచేసి పోలీసులు నేడు ఇటువంటి ఆయుధాలు బోలెడన్ని స్వాధీనపర్చుకున్నారు.

నిన్నటి అల్లర్లలో మండుతున్న కాగడాలు, ద్రావకపు బుడ్లు కూడా ఉపయోగించబడ్డాయని ఒక పోలీసు అధికారి వెల్లడించాడు.

తాజా వార్తలు

[3 వ పేజీలో]

మరి యిద్దరి మరణం

జబ్బల్పూర్, ఫిబ్రవరి 8:— నేటి సాయంకాలం జబల్పూరు అల్లరులలో యిద్దరు కత్తితో పొడవటం వల్ల మరణించారు. మరి యిద్దరిని తీవ్రంగా గాయాలు తగిలాయి. వారిని ఆస్పత్రిలో చేర్చారు.

పరిస్థితి తిరిగి ప్రజ్వరిల్లే సూచన కలదనీ, కాని పోలీసులు అన్నివిధాల కర్ఫ్యూ ఉత్తరువులను అమలు పరుచగలరనీ, పోలీసు యినస్పెక్టరు జనరల్ ప్రకటించారు.

[తొలివార్తలు 4 వ పేజీలో]

'పంజాబీసుబా కోర్కె ఆచరణ యోగ్యమని నమ్మలేకున్నాను'

—: x :—

శ్రీ ఫతేసింగ్‌తో సంభాషణలలో ప్రధాని నెహ్రూ తన వైఖరిని విశదీకరించినట్లు వార్త

(మన విలేఖరి) ఢిల్లీ, ఫిబ్రవరి 8:— పంజాబీసుబా కోర్కెను సానుభూతిపూర్వకంగా చూడటానికి ప్రధాని శ్రీ నెహ్రూ నేడు మరొకమారు ప్రయత్నించినప్పటికీ అది ఆచరణీయమైన ప్రతిపాదన కాదని ఆయనకుగల విశ్వాసం ఏమాత్రం సడలలేదని తెలుస్తున్నది.

శ్రీ సంత్ ఫతేసింగ్‌తో నేడుజరిపిన చర్చలలో ఈ విషయాన్నే ఆయనకు నచ్చచెప్పటానికి శ్రీ నెహ్రూ ప్రయత్నించారట.

పంజాబును యిప్పటికంటె విడదీయడానికి వీలుకాదనీ, పైగా ఒకవర్గంవారే దానిని కోరుతూ డటంచేత, దానిని మంజూరు చేసినందువలన ఇంకా ఎక్కువ సమస్యలు ఉత్పన్నం కాగలవని శ్రీ నెహ్రూ యీ చర్చలలో వివరించారట. అయితే సిక్కులను నమ్మకపోవటం గానీ, వివక్షణతో చూడటంగానీ జరుగదని మాత్రం ఆయన శ్రీ ఫతేసింగుకు మాట యిచ్చినట్లు తెలుస్తున్నది.

పంజాబీభాష అభివృద్ధికి ఇప్పటికి తీసుకున్న చర్యలను ముందుతీసుకొనబోయే చర్యలను కూడా ప్రధాని వివరించారట.

నేటి సంభాషణల అనంతరం ప్రధాని నెహ్రూ పత్రికావిలేఖరులతో మాట్లాడుతూ శ్రీ ఫతేసింగ్‌ను తిరిగి కొన్నాళ్ల తర్వాత తను కలిసికొవచ్చునని అన్నారు.

"శ్రీ ఫతేసింగ్ ఇంకాపూర్తిగా కోలుకున్నట్లు కనపడడంలేదు. మేము ఉభయలం మాట్లాడుకొనవలసినది చాలాఉంది" అని అన్నారు, శ్రీ నెహ్రూ.

"సంభాషణలు స్నేహపూర్వకంగా సాగినవి"

శ్రీ ఫతేసింగ్ ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 8:— పంజాబీసుబా విషయంపై ప్రధాన మంత్రి శ్రీ నెహ్రూతో నేటి ఉదయం సుదీర్ఘమయిన సంభాషణలు జరిపిన అనంతరం అకాలీ నాయకుడు శ్రీ ఫతేసింగు ఈ సమావేశం చాలా సుహృద్భావపూరితంగా ఆశాపహంగా కొనసాగిందని ప్రకటించారు.

శ్రీ సంత్ ఫతేసింగ్ నేటి ఉదయం 9—30 గంటలకు శ్రీ నెహ్రూను ఆయన కార్యాలయంలో కలిసికొన్నారు. ఆతర్వాత అరగంటకు మరొక ఇరువురు అకాలీ నాయకులు — సర్దార్ హర్చన్‌సింగ్ గుజ్రాల్, సర్దార్ గల్బార్‌సింగ్‌లు, కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం మొత్తం ఒకగంట నలుబదియైదు నిమిషాలసేపు జరిగింది.

సంభాషణలు ఇంక పూర్తికాలేదనీ, త్వరలోనే మరొక సమావేశానికి తనను ఆహ్వానిస్తానని శ్రీ నెహ్రూ చెప్పారని ఈ సమావేశం అనంతరం శ్రీ ఫతేసింగ్ తెలియచేశారు.

నేటి సమావేశం పూర్తికాగానే శ్రీ ఫతేసింగ్ గురుద్వార్ రకాబ్‌గంజ్‌కు వెళ్లి తమసంభాషణల సారాంశాన్ని మాస్టర్ తారాసింగ్‌కు, అకాలీదళ్ వర్కింగ్ కమిటీ సభ్యులకు తెలియచేశారు.

ఈసారి శ్రీ ఫతేసింగ్ శ్రీ నెహ్రూను కలిసికొనేటప్పుడు మీరుకూడ సంభాషణలలో పాల్గొం

[మిగతా 3వ పేజీలో]

నిశింద రాత

బర్మింగ్‌హామ్, ఫిబ్రవరి 7:— బ్రిటిష్ లేబర్‌పార్టీ నాయకుడు శ్రీ హ్యూగెయిట్‌స్కెల్ శనివారంనాడు ఇన్‌ఫ్లుయంజా జ్వరానికి లోనైనపుడు తన భర్త ప్రసంగాన్ని చదవడానికి ఆయన భార్య దానిని సభకు గొనిపోయింది.

అయితే ఆమెకు ఆదుస్తారీ అర్థం కాలేదు. 'ఆయన గొంతుక నేడు ఎంత అనర్థంగా వుందో, ఆయన నిసింద రాతకూడా అంత అర్థంకాకుండా వుంది' అని ఆమె అన్నది.

లిస్బన్, ఫిబ్రవరి 8:— పశ్చిమ ఆఫ్రికాలో పోర్చుగీసు వలసప్రాంత మైన,అంగోలా రాజధాని లువాండాకు పారాచూట్ సైనికులతోను, వారి సామగ్రితోను, నాలుగు పోర్చుగీసు సైనిక విమానాలు నేటిరాత్రి యిక్కడనుండి బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తున్నది.

అక్షరాల తగ్గింపు: లిపి సంస్కరణ సంఘం సూచనలు

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 8:— ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన తెలుగులిపి సంస్కరణ సంఘం సంస్కరించబడిన ఒక వర్ణ సమామ్నాయాన్ని ఆమోదించినదనీ, దీనిప్రకారం అక్షరాల సంఖ్య తగ్గిపోగలదని నేడిక్కడ తెలసింది.

తెలుగు టైపురైటింగును, షార్టుహాండును అభివృద్ధి చేయడానికి కూడా యీ సంఘం కొన్ని సూచనలు చేస్తుంది.

తెలుగు, కన్నడ లిపులను ఏకం చేయడానికి ఈ సంఘం సుముఖంగా లేదని అందుచేత ఈ లిపుల ఏకీకరణ వాంఛనీయం అవునోకాదో, పరిశీలించడానికి మైసూరు ఆంధ్రప్రతినిధులతో కూడిన ఒక సంయుక్తసంఘం నియమించటం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైసూరు ప్రభుత్వంతో సంప్రదించాలని ఈ సంఘం సూచించినదనికూడా తెలుస్తున్నది.

తెలుగు, కన్నడ లిపుల ఏకీకరణ విషయాన్ని ఈ సంఘం చివరి సమావేశంలో పరిశీలించింది. దాని అధ్యక్షుడు, సభ్యులలో అధికసంఖ్యాకులు, ఈ ఏకీకరణ వలన లభించే ప్రయోజనం ఏమీ వుండదని అభిప్రాయ పడ్డారు. ఏకీకరణ అవసరమని గట్టిగా వాదించిన మైసూరు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యక్షుడు శ్రీ సుబ్బరామప్ప మాత్రం దీనివలన చాలా లాభాలున్నవని అన్నారు. శ్రీ పప్పూరు రామాచారి ఎం. ఎల్. ఏ. కూడా ఏకీకరణ వలన కొన్ని ప్రయోజనా లున్నాయని అభిప్రాయ పడ్డారు. కాని సభ్యులలో ఎక్కువమంది ఈ ఏకీకరణలోని శ్రమతో పోల్చిచూస్తే, దానివలన వచ్చే లాభాలు ఏమంత గణనీయం కావని అభిప్రాయపడ్డారు. అందుచేత, తెలుగు, కన్నడ లిపుల ఏకీకరణ ప్రతిపాదనకు వారు వ్యతిరేకించారు.

ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి వదిలివేస్తే, కొన్ని సంవత్సరాలైనా ఈ ఏకీకరణ ఆలస్యం కాగలదన్న తలంపుతో అధిక సంఖ్యాక సభ్యులు ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి వదిలివేయాలని నిర్ణయించారు.

తెలుగు, కన్నడ లిపుల ఏకీకరణ తగదని ఆంధ్రప్రభ సంపాదకీయంద్వారా తన అభిప్రాయం తెలిపివున్న విషయం మా పాఠకులకు విదితమే.

బాబూజీ



"నేను రావడం కొంచెం ఆలస్యమైనందుకు ఏమీ అనుకోకు – ఇదిగో గ్రామంనుంచి నీకు కొంచెం మంచి నెయ్యి తెచ్చిపెట్టాను:"

ఢిల్లీ టెస్టు తొలినాటి స్కోర్

ఇండియాచే 4 వికెట్లకు 164 పరుగులు

ఢిల్లీ, ఫిబ్రవరి 8:— పాకిస్తాన్‌తో ఆఖరి టెస్టుపోటీలో మొదటి రోజయిన యివాళ ఇండియాజట్టు, ఆటముగిసే వేళకు రెండు వికెట్లు నష్టానికి 164 పరుగులు సాధించింది.

సామరస్య సాధనకు శ్రీ నెహ్రూ ఆదేశాలు

—: x :—

సంజీవయ్య, అల్లూరి, బ్రహ్మానందరెడ్డిగార్లకు లేఖలద్వారా అందజేసినట్లు వార్త

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 8:— రాష్ట్రంలో కాంగ్రెసు నాయకులమధ్య వివాదాలు సమసిపోవటం కోసం ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, మంత్రులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, శ్రీ బ్రహ్మానందరెడ్డిగారలకు కొన్ని ఆదేశాలిస్తూ ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ ఒకలేఖవ్రాశారు.

శ్రీ నెహ్రూ లేఖలోని ఆదేశాలు ఇలా ఉన్నవి:

1. ఏ కాంగ్రెసు సభ్యుడు కూడ మరొక కాంగ్రెస్ సభ్యుని బహిరంగోపన్యాసాలద్వారా గానీ, పత్రికా ప్రకటనల ద్వారాగానీ విమర్శించరాదు.
2. సంతకాల సేకరణను వెంటనే నిలిపివేయాలి.
3. పార్టీ సమావేశాలు సకాలానికి జరుపుతూ పరిపాలనా విషయాలు చర్చించుకోవాలి.
4. ఒక నెలలోగా పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి.

ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ తన నిర్ణయాలను లేఖలద్వారా ముగ్గురకు తెలిపినట్లు తెలుస్తున్నది.

మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతానికి లేదు. ఆటవీశాఖ మంత్రి శ్రీ పళ్లంరాజు ఈనెల 13 వ తేదీని మంత్రిపదవినుంచి విరమించుకొనగలరని ఆయనకు సన్నిహిత వర్గాలద్వారా తెలుస్తున్నది.

యునైటెడ్‌ఫ్రంట్ స్థాపకులలో ఒకరైన శ్రీ వి. బి. రాజు మూడవ వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ముఖ్యమంత్రి సహకారం కూడ ఈయనకు కలదని తెలుస్తున్నది. వచ్చే జనరల్ ఎన్నికలవరకు మంత్రివర్గాన్ని విస్తరించ రాదని శ్రీ వి. బి. రాజు అభిప్రాయపుట.

"త్వరలోనే మానవుని రోదసీయాత్రతో కొత్త శకాన్ని సృష్టిస్తాము"

—: x :—

రష్యన్ విజ్ఞానశాస్త్ర పరిషత్ అధ్యక్షుని ప్రకటన

('ఆంధ్రప్రభ'కు ప్రత్యేకం) టోకియో, ఫిబ్రవరి 8:— త్వరలోనే రోదసీకుహరంలోకి మనుష్యుని పంపడంద్వారా ప్రపంచ చరిత్రలో నూతన శకాన్ని రష్యా సృష్టించగలదని సోవియెట్ విజ్ఞానశాస్త్ర పరిషత్ అధ్యక్షుడు నిన్న ప్రకటించారు.

శనివారంనాడు ప్రయోగించిన ఆరున్నర టన్నుల ఉపగ్రహంపై వ్యాఖ్యానిస్తూ రాకెట్ల ఉత్పత్తిలోను, రోదసికి సంబంధించిన పరిశోధనలలోను ప్రపంచంలోని అన్నిదేశాలకంటె సోవియెట్ యూనియన్ చాల ముందున్నదని ఈ సంఘటన బుజువుచేసిందని ఆయన పేర్కొన్నారు.

రష్యా ప్రయోగించిన కొత్త ఉపగ్రహం ఇంతవరకు ఉపయోగించిన ఉపగ్రహాలన్నింటిలోకీ పెద్దది. 1957 లో తొలిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం కంటె ఈ ఉపగ్రహం బరువు 77 రెట్లు ఎక్కువని మాస్కోరేడియో వెల్లడి చేసింది.

సోవియెట్ యూనియన్ ప్రయోగించిన కొత్త ఉపగ్రహం భూమిచుట్టూ యిప్పటికీ ప్రదక్షిణం చేస్తూనే ఉంది. కాని ఉపగ్రహ పరిభ్రమణం గురించి, సంకేతధ్వనుల ప్రసారం గురించి రష్యన్ శాస్త్రజ్ఞులు ఎలాంటి వివరాలను ప్రకటించక పోవడంతో ప్రపంచంలో చాలా దేశాలలోని శాస్త్రజ్ఞులు ఈ ఉపగ్రహాన్ని పరిశీలించ పోతున్నారు. చాల దేశాలలో ఉపగ్రహ సంకేతధ్వనులు వినిపించడంలేదని వార్తలు వస్తున్నాయి.

సోవియెట్ యూనియన్ ఈ ఉపగ్రహాన్ని శనివారంనాటికంటె ముందుగానే ప్రయోగించి ఉండవచ్చునని పశ్చిమ జర్మనీలోని బూచమ్ అబ్జర్వేటరీ శాస్త్రజ్ఞులు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు.

రష్యన్ స్పుత్నిక్ క్రిందకు దిగివచ్చినదా?

స్టాక్‌హోం, ఫిబ్రవరి 8:— సోవియట్ రష్యా రోదసిలోకి పంపించిన 6.5 టన్నుల స్పుత్నిక్‌ను ఈసరికి భూమిమీదకు దింపివేసివుంటుందని ఇప్పుడు ఆ స్పుత్నిక్ అగ్రభాగం మాత్రమే పరిభ్రమిస్తూ ఉండవచ్చునని స్వీడిష్ శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడుతున్నారు.

సైనిక పరిశోధనా ప్రయోగశాలలో ఈ స్పుత్నిక్ గమనాన్ని చూస్తున్న వందలాది ప్రజలు ఇది గత శనివారం భూమిమీదకు దిగడం గమనించామనికూడా పేర్కొంటున్నారు.

ప్రొఫెసర్ రాల్ఫ్‌మూర్ నేడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, నేడు రెండవ రాకెట్‌ను రోదశిలో చూచామనీ, కానీ యిది అమెరికా వారిది కావచ్చునని, అన్నారు. రష్యనులు తమ స్పుత్నిక్‌ను భూమిమీదకు దింపి వుండవచ్చునని ఆయన తెలియచేస్తున్నారు.

కానీ మాస్కో మాత్రం ఈ విషయంలో ఏవీ మాట్లాడటం లేదు. ఈ స్పుత్నిక్ మనిషి పయనించడానికి వీలయినది. కానీ యిందులో మనిషిని వుంచి,రష్యనులు రోదశిలోకి ప్రయోగించారో, లేదో తెలీదు.

స్పుత్నిక్‌నుంచి వినవచ్చిన మాటలు

రష్యనులు ప్రయోగించిన స్పుత్నిక్ నుంచి నేడు కొన్ని సంకేత ధ్వనులు, కొన్ని రష్యన్ మాటలు వినవచ్చినవని బొకామ్ వేధశాల అధికారి అన్నారు.

ఈ సాంకేతిక ధ్వనులు మాత్రం తప్పకుండా స్పుత్నిక్‌నుంచే వినిపించాయికాని రష్యన్ భాషా పదాలు, వాక్యాలు అక్కడనుండి వినవచ్చినవో లేవో స్పష్టంగా చెప్పలేమని ఆయన అన్నారు.

అంబికా జవ్వాజి బత్తి.
జ్యోతీజూకో సెంటు.
మనోహరం సెంటు.
వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రొడక్ట్స్ రిజిష్టరు
ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

సంగ్రహ ప్రకటనలు

నోటీసు

ది నర్సాపురం అగ్రికల్చరల్ కంపెనీ లిమిటెడ్, నర్సాపురం. (పశ్చిమగోదావరిజిల్లా ఆంధ్రప్రదేశ్) షేరు హోల్డర్లకు 1956 కంపెనీస్ ఆక్టు సెక్షను 412 (2) ననుసరించి నోటీసు

దిగువ అపాయింటుమెంట్లును గురించి సెంట్రల్ గవర్నమెంటువారి అంగీకారం నిమిత్తం దరఖాస్తు చేయబడుచున్నది గాన యిందుమూలముగా నోటీసు యివ్వడమైనది.

1. శ్రీ కె. వి. శ్రీరామమూర్తి యం. ఎ. బి. యల్. గారిని, శ్రీ గూడా నారాయణ మూర్తిగారి రాజీనామావల్ల ఏర్పడినఖాళీలో ది. 25—4—1954 తేదీన కంపెనీ మేనేజింగు డైరెక్టరుగా బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఎన్నుకొన్నట్లున్నూ,
2. శ్రీ గూడా గురుమూర్తి బి. ఎ. బి. యల్. గారిని శ్రీ కె. వి. శ్రీరామమూర్తిగారి రాజీనామావల్ల ఏర్పడినఖాళీలో ది.29—6—54 తేదీన కంపెనీ మేనేజింగు డైరెక్టరుగా బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఎన్నుకొన్నట్లున్నూ,

(బోర్డువారి ఆర్డరుతో)
పి. జగన్నాథరాజు, మేనేజింగు డైరెక్టరు.
నరసాపురం, 6—2—61.

నోటీసు

ద్వారపూడి పంచాయతీ (తూర్పు గోదావరి జిల్లా) పశువుల సంత, పశువుల సంతలో దుకాణములు, కార్టుస్టాండు, పేడ, చెత్త, ప్లాటరు హౌస్, పశువుల సంతలో పశువుల బలము నాడెము చేసుకొనుటకు మోటబండి నన్నయి చేయుటకు హక్కులు 1961—62 సం. నకు బహిరంగముగా ది. 20—2—61 తేదీని సోమవారం మధ్యాహ్నము 2 గం. లకు పంచాయతీ ఆఫీసునందు వేలం వేయబడును. పాటలు పాడదలచినవారు డిపాజిట్లు చెల్లించి పాటయందు పాల్గొనవచ్చును. యితర విషయములు ఆఫీసు పనివేయుకాలములో తెల్సుకొనవచ్చును.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

ఉచితము

జోసోపురం పంచకావ్యములు తీసిన మ్యాప్ పిటలిట్లు, టుక్ స్టాల్సుకు వారిపేరుతో, 'ఎవే మిల్ టోర్స్' ఉచితము. వివరములకు నేడే, వ్రాయండి. జోసో, జోసోపురం అంబాజీపేట పోస్టు (తూ. గో.)

టెండరు నోటీసు

చిలుపూరు పంచాయతీ
తెనాలి తాలూకా

చిలుపూరు పంచాయతీ ఏరియాలో బ్రిడ్జి నిర్మాణమునకు గాను 31—1—61 తేదీని ఆంధ్రప్రభలో టెండర్లు ది. 6—2—61 వరకు పిలువబడినవి. టెండర్లు రానందున సెక్షము 14—2—61 సాయంత్రము గం. 4—30 వరకు టెండర్లు తీసుకొనుటకు పొడిగించబడినది.

వే. సుబ్బరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు

టెండరు నోటీసు

ద్వారపూడి పంచాయతీ, (తూర్పుగోదావరి జిల్లా) కి యీ దిగువ సుదహరించిన పనులకు పిలువబడిన టెండర్లు, రోడ్డు రోలర్లు సప్లయికి కొటేషనులు యీ దిగువ సంతకము చేయబడినవారిచేగాని, వారిఅనుమతి పొందినవారిచే గాని ది.18—2—61తేదీ సాయంత్రం 4 గం. వరకు తీసుకొనబడును. యితర విషయములు ఆఫీసు పనిచేయుకాలములో తెలుసుకొన వచ్చును.

1. వేములపల్లి, చింతలపుంతరోడ్డు మెటలు చేయుట
 ఎస్టిమేటు మొత్తం రూ. 2,500
 డిపాజిట్టు రు. 125
2. కె. వెంకన్న యింటినుండి మార్కట్టు రోడ్డుకు తారువేయుట
 ఎస్టిమేటు మొత్తం రూ. 2,500
 డిపాజిట్టు రు. 125
3. రోడ్డురోలర్లు, ఇసుకది మరియు మెటలుతో చేయబడినది రెండున్నర టన్నులు, 3 టన్నులు, మరియు 4 టన్నులు ద్వార పూడి ఆఫీసులో అప్పచెప్పవలెను.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు

ప్రకటన

పాలకొల్లు మునిసిపాలిటి

నవరణ కాబడిన జిల్లా మునిసిపాలిటీల చట్టముయొక్క 78 వ సెక్షను ననుసరించి యిందుమూలముగా యావన్మందికి తెలియజేయున దేమనగా, పాలకొల్లు పురపాలకసంఘం వారు ది. 31—1—61 తేదీని ప్రస్తుతమున్న ప్రాథమిక విద్యాపన్ను 2 శాతము నుండి 3 శాతము వరకు హెచ్చించుచూ, నెం. 584వ తీర్మానమునందు ది. 1—4—61 వ తేదీ నుండి అమలు పరచుటకు నిర్ణయించి యున్నారు. ఇందులకు ఏ విధమయిన అభ్యంతరములు సలహాలు యున్న చో ప్రచురణతేదీ లగాయితు 30 దినములలో పురపాలక కార్యనిర్వాహకోద్యోగికి పంపవలెనని కోరడమయినది.

(సం) ఆర్. రామాంజులునాయ్డు, కమీషనరు.

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళ అష్టమి
1961 ఫిబ్రవరి 9, గురువారం
అష్టమి ప.9—51వరకు విశాఖ ప. 10—38
వర్జ్యం ప. 2—29 నుండి 4—02 వరకు

ఆంధ్రప్రభ

1961 ఫిబ్రవరి 9 గురువారం

విషమ సమస్య

ఏడాదిక్రిందట మన దేశానికి రైల్వే వాగన్ల కొరత లేదు. మనకు సరిపోగా మిగిలిన వాగన్లను విదేశాలకు ఎగుమతిచేసే ఆలోచనకూడా వచ్చింది. కాని, ఇంతలోనే ఆ పరిస్థితి అంతా మారి, వాగన్లకొరత అనేది పెద్ద విషమసమస్యగా పరిణమించడం విషాదకరం.

వాగన్లకొరత దేశంలో నేల బొగ్గు రవాణాలకు గొప్ప ప్రతిబంధకంగా దాపురించింది. నేల బొగ్గు తగినంతగా లభించక పోవడంతో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఉత్పత్తులు క్షీణించడం అనివార్యమయింది. కొన్ని పరిశ్రమలు మూతపడవలసివచ్చే ప్రమాదం కూడా ఏర్పడ్డది. అన్ని రంగాలలో అధికతరోత్పత్తిని ప్రాణపదంగా భావిస్తున్న రోజులలో ఇది యెంత భయంకరపరిణామమో వేరుగా వివరించవలసిన పనిలేదు.

ప్రాణులకు ఆహారం లేకపోవడమంత ప్రమాదం వివిధ యంత్రపరిశ్రమలకు నేలబొగ్గు లేకపోవడం. ఆహారం లేకపోతే ప్రాణి ఆకలితోనైనా కొంత కాలంపాటు పనిచెయ్యగలదు. కాని, బొగ్గులేకపోతే యంత్ర పరిశ్రమ తక్షణం పడుకోవలసిందే. దీనికింత ప్రాధాన్యముండగా, బ్రహ్మాండమైన 'ప్లానింగు'తో పురోగమిస్తున్నట్టు ఒక ప్రక్క మనం చెప్పుకొంటున్నప్పటికీ, కొన్ని నెలల తరబడిగా ఈ వైపరీత్యాన్ని పెరగనిచ్చామంటే, మన ప్లానింగును గురించి ఏమనుకోవాలో బోధపడడంలేదు.

కొన్ని నెలలక్రిందట ఈ బొగ్గు ఉత్పత్తి, రవాణాల విషయమై కేంద్ర రైల్వేమంత్రి, గనులమంత్రి ఒక సందర్భంలో బహిరంగంగా వాదించుకోవడం సంభవించింది. వాగన్లు తగినంతగా సప్లయికాక నేలబొగ్గు గనులవద్ద పేరుకుంటోందని గనులమంత్రి ఆరోపించగా, వాగన్లు ఖాళీగా ఉన్న వ్యాపార మాంద్యపు రోజులలో బొగ్గు నిల్వచేయలేకపోయారని రైల్వే మంత్రి ప్రత్యారోపణ చేశాడు. లోపం ఎక్కడ ఉన్నప్పటికీ దానిని సవరించడానికి మాత్రం గట్టి ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. చూస్తూవుండగానే పరిస్థితి విషమించిపోయింది.

ప్రస్తుతం నేలబొగ్గు రవాణాలకు రోజుకు 7,500 వాగన్లు కావలసి ఉండగా 5,000 వాగన్లు మాత్రమే సప్లయి అవుతున్నట్టు తెలుస్తూఉన్నది. ఇకనైనా ఈ పరిస్థితి చక్కబరచడానికి ఉపాయాలు త్వరితగతిని అన్వేషించకపోతే, దేశంలోని వివిధపరిశ్రమలు మూలపడడం మూలంగా నూతన సమస్యలుత్పన్నమై మన ప్రణాళికల నస్తవ్యస్తం చేయవచ్చు.

భారీపరిశ్రమలు మొదలుకొని లఘుపరిశ్రమలవరకూ వివిధ రంగాలలో ఉత్పత్తి కార్యక్రమానికి సంబంధించిన సమస్య ఇది. ఉక్కు ఉత్పత్తి కర్మాగారాలకు విశేషప్రాధాన్యమిచ్చి బొగ్గు సప్లయిలు చెయ్యడం ప్రభుత్వ దృష్టిలో అత్యావశ్యకంగా కనిపించినా, తక్కిన పరిశ్రమల అవసరాలను అవి కారణంగా నిర్లక్ష్యం చెయ్యడంమాత్రం ప్రమాదకరమే. సమగ్రదృష్టితో ఆలోచించి చూచినప్పుడు, ప్రజల జీవన సౌభాగ్యంతో ముడిపడి ఉన్న ఇతరపరిశ్రమల అవసరాలకు నైతం తుల్య ప్రాధాన్యమే ఉంటుంది.

వాగన్ల ఉత్పత్తిని అధికతరం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికైనా గట్టి పూనిక వహించడం అవసరం. వివిధప్రాంతాలకు బొగ్గు రవాణాలను త్వరితపరచే మార్గాంతరాలుకూడా శ్రద్ధతో అన్వేషించదగినవే. కోస్తా ప్రాంతాలకు సముద్రంమీదుగా అయ్యే రవాణాకు వ్యయం అధికంగా ఉంటూఉన్నది. దీనిని సర్దుబాటుచేసే ఉపాయ మాలోచిస్తే, కొంత రవాణా సముద్రమార్గానికి మళ్లవచ్చు.

ఆంధ్రదేశంలో సింగరేణి బొగ్గుగనులవద్ద దాదాపు 60 వేల టన్నుల బొగ్గు వాగన్లకోసం ఎదురుచూస్తూ చాలకాలంగా పడి ఉన్నట్టు తెలుస్తున్నది. రవాణా సాగకపోవడంవల్ల ఉత్పత్తిని మందగింపజెయ్యడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశానికి సప్లయి కావలసిన బొగ్గులో నూటికి 5 వంతులు మాత్రమే ప్రస్తుతం సప్లయి అవుతున్నట్టు అంచనా వేశారు. ఇదేపరిస్థితి మరికొంతకాలం సాగితే మన పారిశ్రామికాభివృద్ధికది పెద్ద గొడ్డలిపెట్టే కాగలదు. బొగ్గుకొరతవల్ల కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పటికే మూతపడ్డాయి.

ఒక రాష్ట్రమనికాక, దేశమంతటికీ చుట్టుకొన్న ఈ విపత్తును తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తీవ్ర ప్రయత్నంచేసి, ఇట్టివి పునరావృత్తంకాకుండా తగుజాగరూకతను వివిధ కార్య ప్రణాళికలలో గైకొనగలదని ఆశిస్తున్నాము.

ఆటోమాటిక్ మగ్గాలు

శ్రీ ప్రగడ కోటయ్య విమర్శ

రాజమండ్రి, ఫిబ్రవరి 7:— రాబోయే మూడేళ్లలో పదిహేనువేల ఆటోమాటిక్ మగ్గాలను ఏర్పాటుచేసుకోడానికి వస్త్రాల మిల్లులను అనుమతించే భారతప్రభుత్వ "తొందరపాటు నిర్ణయాన్ని" శ్రీ ప్రగడ కోటయ్య విమర్శించారు. ఈ నిర్ణయంవల్ల మిల్లులలోని పనివారల శ్రేయస్సుకే కాకుండా, చేనేత మగ్గాల శ్రేయస్సుకు కూడా దెబ్బ అని అన్నారు.

చేనేత సప్తాహోత్సవాల సందర్భంగా నిన్న సాయంకాలం ఇక్కడ మునిసిపల్ మ్యూజియం మైదానంలో శ్రీ కాశిన వెంకటరత్నం అధ్యక్షతన ఒక బహిరంగసభ జరిగింది.

ఆంధ్ర చేనేత పనివారల సహకారసంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్య మాట్లాడుతూ అన్నిదేశాలు స్వయంపోషకత్వాన్ని సాధించుకోచూస్తున్న ఈసమయంలో, మన మిల్లుబట్ట, చేనేతబట్ట విక్రయాలకై మనం విదేశీయ మార్కెట్లపై ఆధారపడటం వాంఛనీయం కాదన్నారు. గత మూడు, నాలుగేళ్లలో ఆటోమాటిక్ మగ్గాలను ప్రవేశపెట్టినప్పటికీ, వస్త్రాలమిల్లులు ఆశించినంతగా బట్టను ఎగుమతి చేయలేకపోయాయని, వాటిబట్టపై విధించిన ఎక్సైజ్ పన్నులు ప్రభుత్వం తగ్గించకతప్పనిసరైనదని, తత్ఫలితంగా ఆదాయంలో ఇరవైకోట్ల రూపాయలు దాకా నష్టంవాటిల్లిందని వివరించారు.

దేశంలో తగినంత పనిలేనివారికీ, అసలు పనేలేని లక్షలాది ప్రజలకూ పనిచూపవలసిఉన్న దన్నారు. మానవశక్తిస్థానే యంత్రాలను ప్రవేశపెట్టే ఆలోచన తగదన్నారు. దేశశ్రేయస్సుదృష్ట్యా కొన్నిమిల్లులలో ఆటోమాటిక్ మగ్గాలను ప్రవేశపెట్టడాన్ని ఆపుచేయడానికి ఇండియా ప్రభుత్వం పూనుకోవాలని సూచించారు.

రష్యాతో బ్రెజిల్ సన్నిహిత సంబంధాలు

ప్రెసిడెంట్ క్వాడ్రోస్ అభిలాషం

రియోడిజనీరో, ఫిబ్రవరి 8:— బ్రెజిల్ కొత్తప్రభుత్వం పెకింగ్ ప్రభుత్వాని గుర్తించడానికి, రష్యాతో దవుత్య సంబంధాలను నెలకొల్పడానికి సంకల్పించుకొనట్లు వార్తలు వెలువడిన సందర్భంగా ప్రెసిడెంట్ జానియో క్వాడ్రస్ నిన్న ఒక ప్రకటనగానిస్తూ, రష్యాతో సన్నిహిత సంబంధాలను తాను ఆశిస్తున్నట్లు ప్రకటించారు.

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు-6

సంపూర్ణ స్వాతంత్ర్యోద్యమం

రచన: **శ్రీ కొడాలి ఆంజనేయులు**

1929 కాంగ్రెసులో సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానం జరిగినపిమ్మట సత్యాగ్రహ సమరమునకు సమస్తసన్నాహములు చేయబడినవి. ప్రభుత్వంవారు విధించిన పన్నులన్నింటిలోకీ ఉప్పుపన్నుకంటె అన్యాయమయిన పన్ను లేదనీ, అందువలన ఉప్పుకు సంబంధించిన చట్టములను ధిక్కరించడం మూలకంగా శాసనోల్లంఘనమును ప్రారంభించవలయుననీ గాంధీజీ నిర్ణయించారు. తాను చేయదలచుకొన్నపని ముందుగా ప్రభుత్వాధినేతలకు తెలియపరచడం సత్యాగ్రహసిద్ధాంతంలో మొదటిసూత్రం. ఆ సూత్రము ననుసరించి ఆయన 1930 మార్చి 2వ తేదీని ఆ నాటి రాజప్రతినిధికి ఆయన ఒకఉత్తరం వ్రాశారు. అందులో "ఈనెల 11 వ తేదీలోగా నావుత్తరం మీ మనస్సును కరగింపనియెడల నేనునా ఆశ్రమములోని కొంతమంది సహచరులను తీసుకొని ఉప్పునిబంధనలను ఉల్లంఘింప బయలుదేరగలను. నిరుపేదలదృష్టితో విచారించినయెడల ఈ వుప్పుపన్నుకంటె అన్యాయమైన పన్ను మరియొకటిలేదు. పూర్ణస్వరాజ్యోద్యమం కేవలం నిరుపేదలగు భారతప్రజలకోస ముద్దేశింపబడింది. కాన ఆ ప్రయత్నమును నిరుపేదలకు సంబంధించిన ఈ ఉప్పుచట్టముతోనే ప్రారంభం చేస్తాను. శాసనగ్రంధమునకు కళంకముగా నున్న ఈ ఉప్పుచట్టాన్ని తిరస్కరించి దానికి తగిన శిక్ష ననుభవించడం నావిధి అని నా అభిప్రాయం."—ఈ వుత్తరం సబర్మతీ ఆశ్రమవాసియైన రెజినాల్డు రేనాల్డు అనే ఆంగ్ల యువకునిద్వారా రాజప్రతినిధికి పంపబడినది. అందుపైన "ప్రజాశాంతికి భంగకరమూ, న్యాయశాస్త్రమునకు విరుద్ధమూ అయిన ఇటువంటి పనికి గాంధి పూనుకొన్నందుకు" తన విచారమును తెలియచేస్తూ రాజప్రతినిధి గాంధిజీకి ప్రత్యుత్తరం వ్రాశారు. ఇక పుప్పు సత్యాగ్రహము గాంధికి తప్పనిసరి యయ్యెను. ఆయన 'దండీ' కిపోయి ఉప్పు చట్టము నుల్లంఘింపదలచినాడు. గాంధిజీ 1930 మార్చి 12 న 75 మంది అనుచరులతో కాలినడకను దండి యాత్రకు బయలుదేరారు. వారిలో కొందరు సత్యాగ్రహాశ్రమసభ్యులు, మరికొందరు గుజరాతీ విద్యాపీఠంలోని విద్యార్థులు. వీరందరూ క్రమశిక్షణగల, కష్టముల కోర్చగల స్వచ్ఛంద సైనికులు — వీరిలో మన యెర్నేని సుబ్రహ్మణ్యంగారు (ఇప్పుడు సాధు సుబ్రహ్మణ్యం) కూడా కలరు. దండికి వీరందరును 200 మైళ్లు నడవవలసియుండెను. గాంధిజీ ఈ దండి దండయాత్ర సాగించేముందే వల్లభభాయి త్రోవలోని గ్రామస్థులనందరినీరానున్నస్వాతంత్ర్య సంగ్రామమునకు సంసిద్ధులు కండని ప్రోత్సహింపసాగారు. ఆయనను ప్రభుత్వంవారు 'రాను' గ్రామంవద్ద పట్టుకొని మూడు మాసములు కారాగారశిక్ష విధించారు. గాంధీగారు ఈ యాత్రసాగిస్తూన్న గ్రామాలలోని గ్రామాధికారులు రాజీనామాలు పెట్టారు. "నేను ప్రారంభించేటంతవరకు వేచియుండండి. నేను ఒక్కసారి నిర్ణీతప్రదేశమునకు చేరేసరికి యేమిచేయవలెనో మీకే తెలుస్తుంది" అని ఆయన ముందుగానే దేశీయులకు ఆదేశించారు. తాను అరెస్టు చేయబడితే ప్రజలు యెలా నడుచుకోవాలోకూడా ఆయనే ముందే చెప్పివుంచారు. గాంధిజీదండి దండయాత్రలో పాల్గొన్నవారును, దానిని కన్నులార చూచిన ఆ యా గ్రామస్థులును ధన్యజీవులు. ఈ యాత్ర 24 రోజులు సాగింది. 1930 ఏప్రిల్ 5 వ ఆయన దండి చేరారు. ప్రభుత్వం వారాయనమీదగాని, ఆయన అనుచరులమీదగాని చేయివేయలేదు. ఆయన దండిలో ఉప్పు చట్టమును నిరాకరించి, వెంటనే తక్కినదేశస్థులందరినీ ఆ చట్టమును ధిక్కరించవలసిందిగా ఆదేశించారు. ఇక దేశమంతటా ఎవరికి వీలైనచోట్ల వారు శిబిరములుపెట్టి, ఉప్పుచట్టాన్ని ధిక్కరించడం ప్రారంభించారు. ఇక పోలీసువారి లాఠీఛార్జీలు, శిక్షలు, తుపాకికాల్పులు, 144 క్రింద నిషేధపు టుత్తరువులు, కొత్త ఆర్డినెన్సులు, ఒకటేమిటి ప్రభుత్వంవారి చండశాసనాలకు అంతూ పంతూ లేకుండా పోయింది. వేలకొలది పురుషులు, స్త్రీలు, పిల్లలూ కూడా కారాగృహాలకు పోయినారు. గుజరాతులో పన్నులనిరాకరణం అంఖండంగాసాగింది. ఈ సందర్భంలో ప్రభుత్వనిరంకుశవిధానం వర్ణించడానికి వీలుకాదు. పెషావరులో మరఫిరంగులతో ప్రజాసమూహాన్ని సిపాయిలు కాల్చివేశారు. గాంధిజీ దర్శనా, చెరసాదా వుప్పు కొటారులపైన దాడిచేస్తానని ప్రకటించారు. మే 5 న ఆయన నిర్బంధింపబడ్డారు.

1930 జులై, ఆగస్టు మాసాలలో సప్రూ, జయకరు లిరువురు కాంగ్రెసుకూ ప్రభుత్వానికీ రాజీచేయుడానికి ప్రయత్నించి విఫలులయినారు. తుదకు 1931 జనవరి 26 వ తేదీని గాంధీజీని ఇంకా యిరువది ఆరుగురు ప్రధాననాయకులను బేషరతుగా ప్రభుత్వంవారు విడుదలచేశారు. ఇందుకు కారణం బ్రిటిష్ వస్త్రబహిష్కరణం వలన లాంకషైరు బట్టల వ్యాపారం బాగా దెబ్బతిన్నదనీ, ఆ మిల్లుయజమానుల పత్తిడివలన బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోవలసివచ్చిందనీ తెలుస్తూన్నది. తరువాత కాంగ్రెసుకు ప్రభుత్వానికీ మధ్య మళ్లీ రాజీప్రయత్నాలు సాగినవి. 1931 మార్చి 5 వ తేదీని కాంగ్రెసుకీ ప్రభుత్వానికీరాజీకుదిరింది. దానినే'గాంధి—ఇర్విన్ ఒడంబడిక' అంటారు. ఇందువలన కాంగ్రెసుకు అఖండవిజయం కలిగినట్లుగా దేశంలో నూతనోత్సాహం పొంగిపొరలెత్తింది. కాని, దేశంలోవున్న ఆంగ్లేయోద్యోగుల కిది చాలా కడుపుమంటగా ఉంది. దేశంలో ఉప్పుసత్యాగ్రహం జరుగుతూన్నప్పుడు గుజరాతులో పన్నులనిరాకరణంకూడా జరిగింది. ఈ రాజీకుదిరినతరువాత కాంగ్రెసు ద్వారా 20 లక్షలరూపాయలపన్ను వసూలయింది. కాంగ్రెసువారు పన్నులు వద్దంటే వానడ మున్నూ, ఇవ్వమంటే ఇవ్వడమూనా అని, కొంతమంది ప్రభుత్వోద్యోగులు అనవసరంగా జోక్యం కల్పించుకొని, పోలీసుజులుముతో రు.50,000 ల పన్నులు వసూలుచేశారు. ఇది 'గాంధి—ఇర్విన్' ఒడంబడికను భగ్నంచేయడంగా భావించి రెండవ రౌండు టేబిల్ మహాసభకు గాంధీజీ హాజరుకా నిరాకరించారు. ఆయన రెండవ రౌండు టేబిల్ సభకు వెళ్ల నిరాకరించడానికి మరొక కారణం కూడా ఉంది. కాంగ్రెసుపక్షాన గాంధీగారు ఒక్కరే వెళ్తుతూన్నప్పటికీ, జాతీయ మహమ్మదీయులపక్షాన డాక్టరు అన్సారీగారిని కూడా పిలుస్తామని ఇర్విన్ ప్రభువు వాగ్దానంచేసి ఉన్నాడు. కాని ఆయన తరువాత వచ్చిన వెల్లింగ్డన్ ఈ వాగ్దానాన్ని రద్దుచేశాడు. ఈ కారణాలు ఇలా ఉన్నప్పటికీ, బార్డోలీ పన్నులవసూళ్ల విషయమై ఒకసంఘమును వేసి విచారించేటందుకు ప్రభుత్వంవా రంగీకరించడంచేత గాంధీజీ రౌండు టేబిల్ సభకు పోవ నంగీకరించినారు.

గాంధీజీ ముఖ్యముగా లండను వెళ్లినది క్రొత్త రాజ్యాంగప్రణాళికావివరములను చర్చించేటందుకు కాదు. ఇంగ్లాండు ఇండియా దేశముల మధ్య సఖ్యంకలగచేయవలెననే ప్రధానోద్దేశంతో ఆయన వెళ్లినారు. కాని రౌండు టేబిలు సభకు ప్రభుత్వమాహ్వానించిన వారిలో వివిధరకములయిన అభిప్రాయాలు కలవా రున్నారు. భారతీయులలో ఒకరివిమాట ఒకరికీ కలియకుండా ఉండవలెననే ఉద్దేశ్యంతో ఇది ప్రభుత్వంవారు బుద్ధిపూర్వకంగా పన్నిన పన్నుగడయే. గాంధీజీ రౌండు టేబిలుసభకు పోయేనాటికి, ఇంగ్లాండు ఆర్థికస్థితి క్లిష్టదశలోనున్నది. బ్యాంకులలో డబ్బులేదు. బ్యాంకులన్నీ మూడురోజులు మూసివేయబడినవి. ప్రభుత్వంలోనుండి లేబరుపార్టీ పోయి కన్సర్వేటివ్ ప్రభుత్వం వచ్చింది. వీరు ఇండియా స్వాతంత్ర్యానికి నిరంతరశత్రువులు. అనుకొన్నట్లుగానే రౌండు టేబిలుసభలో, జాతీయవాద మితవాద సిద్ధాంత భేదాలు, హిందూ మహమ్మదీయ వైరాలు, సాంఘికవిద్వేషాలు ప్రజ్వరిల్లి తుదకు రౌండు టేబిలుసభ భగ్నమయింది. అయితే, ఈ రౌండు టేబిలుసభ లండనులో జరుగుతూండగానే అది భగ్నమవుతుందని పసిపట్టి వల్లభభాయిపటేలు దేశంలోని కాంగ్రెసు కమిటీ లన్నింటికీ ఒక రహస్య సర్క్యులరు పంపించారు. "రౌండు టేబిలుసభ భగ్నమవుతుంది. గాంధీజీ ఇండియాకురాగానే మనఉద్యమం తిరిగి ప్రారంభమవుతుంది. మీ రంతా సంసిద్ధంగా ఉండండి. బహిరంగసభలు పెట్టవద్దు. ఇంటింటికీపోయి మనిషిమనిషికీచెప్పి రానున్న స్వాతంత్ర్య పోరాటానికి ప్రజానీకాన్ని తయారుచేయండి. బహిరంగసభలు పెడితే యేదోవంకపెట్టి ప్రభుత్వంవారు ముందుగానే మిమ్ములను అరెస్టుచేయవచ్చు, జాగ్రత!" అని ఆసర్క్యులరుయొక్క సారాంశం. — గాంధీజీ 1931 డిశంబరు 28 వ తేదీని ఇండియాకు తిరిగివచ్చారు. అప్పటికప్పుడే దేశంలో గందరగోళం ప్రారంభమయింది. జవహరలాల్ నెహ్రూ అలహాబాదులోను, ఖాన్ అబ్దుల్ గఫూరుఖాన్ పెషావరులోనూ అరెస్టయినారు. వంగరాష్ట్రంలో ప్రత్యేక నిర్బంధశాసనం (ఆర్డినెన్సు) జారీచేయబడింది. గాంధీజీ ఇండియాకు రాగానే "మీతో మాట్లాడవలెనని వున్నది, ఏమంటారు"?'అని రాజప్రతినిధికి తంతీపంపారు. దానికి వాటి వైస్రాయి విల్లింగ్డన్ రౌండు టేబిలు విషయాలయితేతప్ప మిగతా విషయాలు మాటాడేందుకు సావకాశంలేదని జవాబుపంపారు.

1932 జనవరిలోనే తిరిగి పోరాటం ప్రారంభమయింది. కాంగ్రెసువారిఉద్యమమూ, ప్రభుత్వంవారి నిర్బంధవిధానమూ కూడా వెనుక వదిలిపెట్టనవగ్గరనుండి ప్రారంభమైనవి. వెనుకటివలెగాక, ప్రభుత్వంవారు తక్షణం నిర్బంధ విధానం మొదలుపెట్టారు. రాజప్రతినిధి ఈ ఉద్యమాన్ని ఆరువారాలలో అణచివేస్తానని శపథం చేశాడు. కాని ఈ ఉద్యమం రెండుసంవత్సరాలు నిరంతరాయంగా సాగింది. 1921 లో 20 వేలమంది కారాగృహవాస మనుభవిస్తే, 1930 లో 60,000 మంది, 1932—33 సంవత్సరాలలో ఒక లక్షా ఇరువదివేలమంది కారాగృహవాసం చేయవలసివచ్చింది. జైళ్లలో కూడా రాజకీయ ఖైదీలమీద అనేకపర్యాయములు లాఠీఛార్జీలు జరిగినవి. జైళ్లవెలుపల గుంపులను చెదరగొట్టడమనేపేరుతో ప్రజలపైన జరిగిన లాఠీఛార్జీలకు తుపాకికాల్పులకు అంతేలేదు. ఇటువంటి క్లిష్టపరిస్థితులలో మాలవ్యాజీ రౌండు టేబిలు తిరిగివచ్చిన పిమ్మట ఆయన దేశానికి చేసిన సేవ విస్మరింపరానిది. నాయకులందరు కారాగారములలో మగ్గిపోతూండగా కాంగ్రెసుకు ఆయన అండదండగా నిలచి ప్రభుత్వంవారి నిర్బంధవిధానమును నిర్మొగమాటంగా ఖండిస్తూ ప్రకటనలు చేశారు. కాంగ్రెసువారికి ధైర్యంచెప్పి వారిని ప్రోత్సహించారు.కాంగ్రెసు వారికి చిక్కులు కలిగినప్పుడల్లా వారికి సముచితమైన సలహాలిచ్చారు. మాలవ్యాజీ ప్రవర్తన యెన్నడూ కాంగ్రెసుకు అశుభంగం కలిగించలేదు.

1932 జనవరి 4 వ తేదీ వేకువజామున గాంధీజీయున్ను ఆనాటి కాంగ్రెసు అధ్యక్షుడు వల్లభభాయి యున్నూ అరెస్టుచేయబడిన వెంటనే, ఇండియాప్రభుత్వంవారి ఆర్డినెన్సులు దేశమంతటా జారీచేయబడినవి. ఒక చిత్రమేమంటే, కొన్నిప్రాంతాలలో ఆర్డినెన్సులక్రింద అరెస్టులు జరిగిన తరువాత ఆర్డినెన్సులు గెజటులో ప్రకటింపబడినవి.

ఎరవాడ జెయిలులో గాంధీజీ ప్రవేశము

ఈ ఉద్యమం ఇలానడుస్తూండగానే, బ్రిటిష్ ప్రధానమంత్రి, రాబోయే రాజకీయ సంస్కరణలలో సాంఘిక న్యాయమనే పేరుతో హరిజనులను హిందూసంఘమునుండి విడదీసే దురుద్దేశంతో వారికి ప్రత్యేక నియోజకవర్గములేర్పాటుచేస్తూ నిర్ణయించేశాడు. ఈ నిర్ణయానికి ముందే ఈ విషయం రెండవ రౌండ్ టేబిలు సభలో చర్చకు వచ్చినప్పుడు గాంధీజీ తన ప్రాణములొడ్డి అయినా ఈప్రత్యేక ప్రాతినిధ్యమును రద్దుచేయించెదనని ప్రతిజ్ఞచేసినారు. బ్రిటిష్ప్రధానమంత్రి నిర్ణయం వెల్లడికాగానే, గాంధీజీ, ఈనిర్ణయాన్ని బ్రిటిష్ప్రధాని రద్దు చేసుకొనేటంతవరకు తాను ప్రాయోపవేశంచేయగలనని ప్రకటించి, ఉపవాసం ప్రారంభించారు. ఏడురోజులయిన తరువాత డాక్టరు అంబేడ్కరు మొదలగు నాయకులు జోక్యంకల్గించుకోవడంవలన, పిమ్మట నియోజకవర్గములలో హరిజనులకు తగినన్ని ప్రత్యేక స్థానములు, రాష్ట్రశాసనసభలలోనూ, కేంద్రశాసనసభలోనూ కేటాయించడంతో గాంధీజీ తన ఉపవాసవ్రతమును విరమించుకొన్నారు. వారు కారాగారములో నుండి కూడ హరిజనోద్యమమునకు దోహదంచేసేటందుకు వీలు కల్పింపబడినవి. కొంతకాలానికా సౌకర్యమును తొలగించడంవలన గాంధీజీ మరల ఉపవాసం ప్రారంభించారు.ఇదంతా ఎరవాడ జైలులో జరిగిన ఉదంతం. తరువాత వారిని ప్రభుత్వంవారు సంవత్సరంపూర్తికాకమునుపే వదిలివేశారు. పిమ్మట సమిష్టి "శాసనోల్లంఘనము నిలిపివేయబడి, వ్యష్టిశాసనోల్లంఘనమున కనుమతిఈయబడినది. కాని కాంగ్రెసువాదులకు వంట్లోనూ ఇంట్లోనూకూడా అప్పటికి శక్తి ఉడిగిపోయినందున వ్యష్టిశాసనోల్లంఘనముకూడా విరమింపబడినది. గాంధీజీ దేశంలో అంటరానితనమును నిర్మూలించేటందుకు దేశమంతా సంచారం చేశారు. కాంగ్రెసువారుకూడా హరిజనోద్యమంలో పనిచేయుటం ప్రారంభించారు.

1934 మేలో శాసనోల్లంఘనం విరమింపబడగానే కాంగ్రెసుపైన నిషేధములను ప్రభుత్వంవారు తీసివేశారు. గాంధీగారు సబర్మతీలోని సత్యాగ్రహాశ్రమమును హరిజనుల కిచ్చివేశారు. మరల శాసనసభాప్రవేశోద్యమం ప్రచారంలోకి వచ్చింది. 1934 జూన్ నుండి కాంగ్రెసు సంఘాలు యథాప్రకారం పనిచేయడం ప్రారంభించినవి.

పార్లమెంటులో "గవర్నమెంటు ఆఫ్ ఇండియా చట్టము" ఆమోదింపబడిన పిమ్మట దేశంలో శాసనసభల ఎన్నికలు జరిగినవి. కాంగ్రెసుకు అఖండవిజయం కలిగింది.

1936లో లక్నో కాంగ్రెసు జవహరలాల్ నెహ్రూ అధ్యక్షతక్రింద ఏప్రిలులో జరిగినది. 1935 రాజ్యాంగచట్టము ననుసరించి కాంగ్రెసువారు మంత్రివర్గాలను ఏర్పాటుచేయవలయునని తీర్మానింపబడింది.

1935 లో కాంగ్రెసు స్వర్ణోత్సవం దేశమంతటా అద్భుతంగా జరిగింది. డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు ఆయాభై ఏండ్ల కాంగ్రెసు చరిత్రను ఆంగ్లములో వ్రాసి దేశానికి భక్తిపూర్వకంగా సమర్పించారు. అది భారతభాషలన్నింటిలోకీ అనువదింపబడింది.

(సశేషం)

పారిశ్రామికాభివృద్ధికి తీవ్ర విపత్కర పరిస్థితి

వ్యాగన్ల లేమిచే ఏర్పడిన బొగ్గు కొరత ఫలితం

('ఆంధ్రప్రభ' ఆర్థిక విలేఖరి) న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:— తృతీయ ప్రణాళికలో ప్రవేశించడానికి సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో, వ్యాగన్లు తగినన్ని లభ్యం కానందువల్ల కృత్రిమంగా ఏర్పడిన బొగ్గు కొరత దేశ పారిశ్రామికాభివృద్ధికి తీవ్రమైన ప్రతిబంధకంగా ఏర్పడింది.

పెద్ద పెద్ద సిమెంటు ఫ్యాక్టరీలు, బట్టల మిల్లులు, రసాయనిక ద్రవ్యాల కర్మాగారాలు, గాజు, ఇంజనీరింగు ఫ్యాక్టరీలు బొగ్గు కొరత కారణంగా తమఉత్పత్తినితగ్గించుకొన్నాయని,కొందరు ఎంతో ఖర్చు భరించి పెట్రోలును వాడుతున్నారని రాష్ట్ర రాజధానులనుంచి, దేశంలోని వివిధ పారిశ్రామిక కేంద్రాలనుంచి, 'ఆంధ్రప్రభ' విలేఖరులు పంపిన వార్తల వలన తెలుస్తున్నది. లఘు పరిశ్రమలు మరింత తీవ్రంగా దెబ్బతిన్నాయి. బొగ్గుకొరత వలన అనేక ఫౌండ్రీలు మూసివేయ బడినాయి. గనుల వద్ద కావలసినంతగా బొగ్గు నిల్వలు వున్నప్పటికి చేరవేసేందుకు వ్యాగన్లు తగినన్ని లేకపోవడంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లలో బొగ్గుగనుల ప్రాంతాలకు అతి సమీపంలోగల పరిశ్రమలు కూడా తమ ఉత్పత్తిని తప్పనిసరిగా తగ్గించుకోవలసి వచ్చింది. బొగ్గు సరఫరాల జాబితాలో ప్రథమస్థానాలనుఆక్రమించిన భిలాయ్, రూర్కేలా, దుర్గాపూర్ కర్మాగారాలకు మాత్రం ఈ అవస్థపట్టలేదు.

అనేక రాష్ట్రాలలో బావుల నిర్మాణం, కాల్వల నిర్మాణం మొదలయిన వ్యవసాయ పనులకు కూడా బొగ్గుకొరత కారణంగా అవరోధం ఏర్పడింది. రాజస్తాన్‌లో కాలువల నిర్మాణవేగం ఈకారణంగానే మందగించింది.

పేరుకుపోతున్న బొగ్గునిల్వలు

మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అనేక గనులవద్ద రవాణా సౌకర్యాలు లేక బొగ్గు నిల్వలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ యాజమాన్యంలోగల సింగరేణి గనులవద్ద 60 వేల టన్నులకు పైగా బొగ్గు నిల్వలు పడివున్నాయి. రవాణా త్వరితంగా జరగనందున ఉత్పత్తిని తగ్గించవలసి వస్తున్నదని, అందుచేత బొగ్గును త్వరగా రవాణా చేయించవలసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బొగ్గు సరఫరాల కంట్రోలరుకు విజ్ఞప్తి చేసింది.

బెంగాలు, బీహారు రాష్ట్రాలలో ముఖ్యంగా చిన్నరకం, మధ్యరకం గనులవద్ద బొగ్గు నిల్వలు విపరీతంగా పేరుకొనిపోయి వుండడంవలన అవి ఆర్థికంగా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నవని, మధ్యప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఈవిధంగానే వున్నదనీ, కలకత్తానుంచి చేరిన వార్తల వలన తెలుస్తున్నది.

రైల్వే, గనుల మంత్రుల వాదోప వాదాలు

బొగ్గు కొరత కారణంగా సంక్షోభం కలిగే సూచనలు కొన్ని నెలలక్రిందటే కనుపించాయి. క్రిందటి నెల ఆరంభంలో జరిగిన జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో ఈ సూచనలు స్పష్టపడ్డాయి. ఆ సమావేశంలోనే రైల్వేమంత్రి శ్రీ జగజీవన్‌రామ్, ఉక్కు, గనులు, ఇంధనముల శాఖామంత్రి సర్దార్ స్వరణ్‌సింగు పరస్పరం నిందారోపణలు గావించుకొన్నారు.

బొగ్గు ఉత్పత్తి విషయంలో సమస్యలేవీలేదనీ, దాని రవాణాయే సమస్యగా వున్నదని సర్దార్ స్వరణ్‌సింగ్ అన్నారు. వ్యాగన్లకు రద్దీలేని కాలంలో బొగ్గును రవాణాకు అందించడం లేదని రైల్వేమంత్రి ఫిర్యాదు చేశారు.

ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకొని వచ్చినప్పటికీ కూడా పరిస్థితి ఏమీ బాగుపడలేదు. పారిశ్రామికులు, అధికారులు కూడా పరిస్థితి నానాటికి తీసికట్టుగా వుందని భావిస్తున్నారు. బొగ్గు సరఫరాల కంట్రోలర్ ను కలుసుకొని రవాణాను త్వరితం చేయాలని కోరడానికై, ఇటీవల సుమారు ఆరురాష్ట్రాలలోని పరిశ్రమల డైరెక్టర్లు కలకత్తాకు వెళ్లివచ్చారు.

"తక్షణచర్యలు తీసుకోవాలి"

పరిస్థితిని చక్కబరచడానికై తక్షణమే చర్యలు గైకొనకున్నట్లయితే అహమ్మదాబాదు మొదలయిన అనేక నగరాలలోను, పంజాబ్ ప్రాంతాలలోను పరిశ్రమలను మూసివేయవలసి వస్తుందని తెలియజేస్తూ భారత వాణిజ్య పరిశ్రమల మండలుల సమాఖ్య బొగ్గు సరఫరాల కంట్రోలర్‌కు గతవారం అత్యవసర లేఖ వ్రాసింది. గత అక్టోబరు 1 వ తేదీనుంచి ఉక్కు పరిశ్రమలకు తప్ప మిగతా పరిశ్రమ లన్నింటికి కోక్ బొగ్గు సరఫరాలు ఆపుచేయబడినవని కూడా సమాఖ్య తన లేఖలో పేర్కొన్నది.

బొగ్గు సరఫరాల పరిస్థితిని పరిశీలించడానికై కంట్రోలర్ శ్రీ ఎ. జామన్ ఈ వారారంభంలో బొంబాయి, అహమ్మదాబాద్ నగరాలను సందర్శించారు. మహారాష్ట్రలోని ఫౌండ్రీలకు కోక్ సరఫరా చేయడానికి 500 వ్యాగన్లు అవసరమై వుండగా 100 వ్యాగన్లు మాత్రం అందజేయబడినవని భారత ఇంజనీరింగు సంఘం (బొంబాయి ప్రాంతం) సూచించింది. గుజరాత్‌లోని పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేయడానికి 10800 వ్యాగన్లు అవసరమై వుండగా 8800 వ్యాగన్లు మాత్రం లభిస్తున్నవి.

వ్యాగన్ల ఉత్పత్తి

1958—'59 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గిపోవడంవలన అవసరమయిన దానికంటె అప్పుడు వ్యాగన్ల సంఖ్య ఎంతో ఎక్కువగా వున్నది. ఉపయోగించిన వ్యాగన్లలో కూడా బొగ్గును పూర్తిగా నింపలేదు. అందుచేత వ్యాగన్ల ఉత్పత్తి అనవసరమై, కలకత్తాలోని జెసప్ గ్రూప్ కర్మాగారాలు, బారిల్లీలోని కర్మాగారాలతో సహా ప్రైవేట్ రంగంలో సుమారు ఏడు లేక ఎనిమిది కర్మాగారాలు మూసివేయబడినవి. ఇప్పుడు ప్రభుత్వరంగంలోను, ప్రైవేట్‌రంగంలోనుకూడా బొగ్గు ఉత్పత్తి విపరీతంగా పెరిగేసరికి వ్యాగన్ల అవసరం ఎక్కువయింది. ఉన్నవి చాలడంలేదు. మూడు ఉక్కు కర్మాగారాలు పని ప్రారంభించడంవల్లను, ప్రైవేటు ఉక్కు కర్మాగారాలను విస్తృతం చేయడంవల్లను,పారిశ్రామికఉత్పత్తి 15 శాతం పెరగడంవల్ల బొగ్గు సరఫరాకు రోజుకు 7500 వ్యాగన్లు అవసరమవుతున్నాయి. కాని 1960 సంవత్సరంలో 5000 వ్యాగన్లు మాత్రమే లభ్యమైనాయి. ద్వితీయ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాన్ని మించి వ్యాగన్ల ఉత్పత్తి జరిగిందని రైల్వే మంత్రిత్వశాఖ వాదిస్తూ వుంది. తగినంత ధనాన్ని కేటాయించలేదని ఉక్కు, గనుల ఇంధనముల మంత్రిత్వశాఖ విమర్శిస్తున్నది.

మార్గాంతరం

దూర ప్రదేశాలకు తీసుకు వెళ్లవలసిన బొగ్గును రైలుమార్గాలద్వారా కాక, సముద్రమార్గాన రవాణాచేయడం ఒక్కటే మార్గాంతరమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సన్నిహితవర్గాలవారు భావిస్తున్నారు. ఈ పద్ధతివలన బొగ్గుగనుల ప్రాంతాలకు దూరంగా వున్న పరిశ్రమలకు అంతరాయం లేకుండా బొగ్గు సరఫరా చేయడానికి వీలు అవుతుంది.

వ్యాగన్ల కొరత కారణంగా బొగ్గు రవాణా మందగించి ఆంధ్రప్రదేశ్‌లో పెక్కు పోల్డింగు ఫ్యాక్టరీలు మూసివేయబడినాయి.

జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం

10 వ తేదీనుండి దేశమంతటా ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:— ఇండియా చరిత్రలో పదవసారి జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమై మార్చి ఒకటవ తేదీ నాటికి పూర్తికాగలదు.

దేశమంతటా పది లక్షలమంది ఉద్యోగులు ఈ జనాభా సేకరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

దేశ మంతటా పది లక్షలమంది ఉద్యోగులు, జనాభా సేకరణ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరిలో వందల కొలది స్త్రీలు కూడా వున్నారు. దేశం నలుమూలలా ఎనిమిదికోట్ల కుటుంబాల జీవిత పద్ధతి గురించి, వారు మాట్లాడే భాషలు, ఆదాయ వ్యయాలు, వృత్తుల గురించి, జనన మరణాలు వీటికి సంబంధించిన సమగ్రమైన వివరాలను సేకరిస్తారు.

జనాభా లెక్కల సేకరణ పూర్తి అయిన తరువాత సేకరించిన సమాచారం ఎంతవరకు సరియైనదో తెలుసుకొడానికి పట్టణాలలోను, గ్రామాలలోను ప్రతీ వేయి కుటుంబాలలోను ఒక కుటుంబాన్ని ఎన్నుకొని తిరిగి లెక్కలను తనిఖీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని జనాభా లెక్కల సూపర్ వైజర్లు నిర్వహిస్తారు.

జనాభా లెక్కల వివరాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మార్చి 25 నాటికి ప్రకటిస్తారు. టెలిఫోను, టెలిగ్రాముల ద్వారా సాధ్యమైనంతవరకు దేశం నలుమూలలనుండి జనాభా లెక్కల వివరాలను అందజేయుడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాశ్మీరులోను, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని మంచు కప్పబడే ప్రాంతాలలో జనాభాలెక్కల సేకరణ కార్యక్రమం పూర్తి అయింది. ఈప్రాంతాలలో జనాభాలో నూటికి 48 మంది మాత్రమే స్త్రీలు వున్నట్లు తేలింది.

అనేక భాషలు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రాలకు ఆయాభాషలలో ముద్రించిన జనాభా లెక్కల సేకరణ పత్రాలను అందజేశారు. ప్రతి పత్రంలోను 13 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మతం, వివాహం, జన్మస్థలం, విద్య, వృత్తి, మాతృభాష మొదలైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఈప్రశ్నలకు యిచ్చే సమాధానాలను ఆదాయపన్ను వసూలుకు, ఇతరత్రాను వినియోగించడం జరుగదు. అంతేకాక, న్యాయస్థానంలో విచారణ సందర్భంలోను వారే పరిస్థితులలోను ఈ ప్రశ్నలకు యిచ్చిన సమాధానాలను వినియోగించడం అంటూ జరుగదు. కాని ప్రశ్నలనింటికీ సరియైన సమాచారాన్ని అందరూ అందజేయవలసి వుంటుంది.

1872లో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది. అప్పటికీ ఇప్పటికీ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం పూర్తిగా మారిపోయింది.ముందుముందుకూడా అనేక మార్పులు జరుగుతాయి. రాను రాను పౌరుల ఆర్థిక జీవితానికి సంబంధించిన సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని యిస్తున్నారు.

ప్రారంభంలో జనాభా లెక్కల సేకరణ జరిగేటప్పుడు ప్రతి పౌరుని వృత్తి గురించి ఒక ప్రశ్న ఉండేది. ప్రస్తుతం అయిదు ప్రశ్నలు చేర్చారు. వ్యవసాయం పైనే ఆధార పడేవారు; భూము భూవసతిగల రైతు అయిన దీ; వ్యవసాయ కార్మికుడయిందీ తెలియజేయవలసి ఉంటుంది. ఏ పని చేయక పోయినట్లయితే ఏ వృత్తిపై ఆధార పడేదీ స్పష్టం చేయవలసి ఉంది.

ఆర్థికంగా స్వతంత్రులైనవారు, లేదా ఇతరులపైన ఆధారపడేవారు అనే వర్గాలక్రింద విభజించి గతంలో జనాభా లెక్కలను తయారుచేశారు. కాని ఈసారి జరిగే జనాభా లెక్కల సేకరణలో ప్రతి వ్యక్తి చేసే పనికి ప్రాధాన్యం యిస్తారు.

ప్రతి కుటుంబం లెక్కలకు ఈసారి ప్రాధాన్యము యిస్తున్నారు. కుటుంబంలోని అందరి సభ్యుల వివరాలను సేకరిస్తారు. కుటుంబాన్ని ఒక యూనిట్‌గా భావించి సమాచారాన్ని సేకరిస్తారు. మొత్తం కుటుంబం ఆర్థికజీవితం గురించి సమాచారాన్ని సేకరించడం ప్రయోజనకరమని ఈసారి భావించబడింది.

ఇదే విధంగా మొదటిసారిగా గృహవసతి గురించి సమాచారాన్ని సేకరిస్తారు. పరిశ్రమలు, అందులో వసతి, ఉత్పత్తి అయ్యే వస్తువుల గురించి సమాచారాన్ని క్రోడీకరిస్తారు.

ఎలాంటి పని పాటలలో పాల్గొనకుండా ఉన్నవారిని వేరే పట్టిక క్రింద చేర్చుతారు. ఏ వర్గానికి చెందినవారో తెలియ జేయవలసిందని వీరిని కోరడం జరుగుతుంది.

మొజాంబిక్‌లో భయాందోళనలు

అంగోలా సంఘటనల ఫలితం

జోహాన్స్‌బర్గ్, ఫిబ్రవరి 8:— అంగోలా సంఘటనలు పోర్చుగల్ ఆధిపత్యం క్రింద ఉన్న మొజాంబిక్‌లో భయాందోళనలు రేకెత్తించాయి. ఆఫ్రికాలో పోర్చుగల్ క్రింద ఉన్న వలసలలో మొజాంబిక్‌ప్రాంత మొకటి.

న్యాసాలాండ్ సరిహద్దు ఆనుకుని మొజాంబిక్‌లో 50 మైళ్ల దూరంలో నివసిస్తున్న శ్వేతజాతివారి బస్తీలో తీవ్ర ఆందోళన బయలుదేరిందని జోహాన్నుబర్గ్‌నుండి వెలువడే రాండ్ డైలీ మెయిల్ పత్రిక ప్రకటించింది.

అంగోలా సంఘటనలతో వీరందరికీ కనువిప్పు జరిగింది. ఇక పదిసంవత్సరాలు మించి ఆఫ్రికాలో బ్రతికి ఉండడం సాధ్యంకాదని వీరందరూ భావిస్తున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 8:— వరంగల్ ఆజంజాహి మిల్లు పనివారల యూనియన్ (ట్రేడ్ యూనియన్ల చట్టప్రకారం) రిజిష్టరు అయింది. శ్రీ ఎ. సత్యనారాయణరావు అధ్యక్షుడు. శ్రీ చంద్రమౌళీశ్వరులు ప్రధాన కార్యదర్శి.

శ్రీ బినోదానంద్ ఝా ఏకగ్రీవంగా ఎన్నిక

బీహార్ కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీనాయకుడుగా

పాట్నా, ఫిబ్రవరి 8:—

బీహార్ కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ నాయకుడుగా రెవెన్యూమంత్రి పండిట్ బినోదానంద్ ఝా నేడు ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకొనబడినారు.

తాత్కాలిక ముఖ్యమంత్రి శ్రీ దీప్‌నారాయణ సిన్హా ఆయన పేరును ప్రతిపాదించగా సహకార శాఖామంత్రి శ్రీ జగత్‌నారాయణ్‌లాల్ బలపరిచారు.

నేటి ఉదయం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగినది.

కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి ప్రసంగిస్తూ నిన్నరాత్రి జరిగిన రహస్య వోటింగును బట్టి పార్టీ నాయకత్వ పదవికి ఆయా అభ్యర్థుల బలాబలాలను నిర్ణయించినట్టు తెలియజేశారు. ఆటుపిమ్మట హెచ్చు మెజారిటీ లభించిన అభ్యర్థి పేరును సీనియర్ కాంగ్రెస్ సభ్యుని చేత ప్రతిపాదింప వలసినదిగా ఆయన కోరారు. పండిట్ బినోదానంద ఝా పేరు ప్రతిపాదించబడి సభ్యులంతా ఆయనను ఏకగ్రీవంగాఎన్నుకొన్నారు.

ఎన్నిక ఫలితం ప్రకటించబడిన వెంటనే సమావేశ స్థలానికి బైట వేచిఉన్న జనసమూహాల నుంచి 'బినోదాజీ జిందాబాద్' 'కాంగ్రెస్ జిందాబాద్' 'సంజీవరెడ్డి జిందాబాద్' అన్న నినాదాలు మిన్నుముట్టినవి. పండిట్ బినోదాజీని బలపర్చిన వారిలో ముఖ్యుడైన మాజీ సహకార మంత్రి పండిట్ హరీంద్రనాథ్ మిశ్రాను కొందరు బుజాలమీదకు ఎత్తుకొని 'మిశ్రా జిందాబాద్', 'బినోదాజీ జిందాబాద్' అని నినాదాలు చేశారు.

సమావేశ స్థలంనుంచి పండిట్ ఝా బైటికి వచ్చిన వెంటనే ఆయన అనుచరులు ఆయనను ముట్టుముట్టి పూలమాలలతో నింపివేశారు.

పండిట్ ఝా తర్వాతవెంటనే నాయకత్వానికి తనతో పోటీచేసిన రాష్ట్ర ఖాదీబోర్డు అధ్యక్షుడు శ్రీ మహేష్ ప్రసాద్ సిన్హా ఇంటికివెళ్లి ఆయనను కలిసికొని శుభాకాంక్షలు కోరారు.

శ్రీ సిన్హా ఆయనను కౌగిలించుకొని ఇలా అన్నారు:

"నా పరాజయం సంగతి మరిచిపోయాను."

తర్వాత పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ కొత్త నాయకునితో తను అన్నివిధాలా సహకరించి పనిచేస్తానని శ్రీ మహేష్ ప్రసాద్‌సిన్హా అన్నారు.

విజయవాడ పట్టణంలో కాంగ్రెసు వజ్రోత్సవాలుముగింపు

విజయవాడ, ఫిబ్రవరి 7:—

అఖిలభారత జాతీయ కాంగ్రెసు వజ్రోత్సవాలు విజయవాడ పట్టణ కాంగ్రెసు కమిటీ ఆధ్వర్యాన అధ్యక్షులు శ్రీ మరుపిళ్ల చిట్టి ప్రత్యేక పర్యవేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహింపబడినవి. వివిధ మండల కాంగ్రెసు కార్యాలయాల వద్దను, పట్టణములోని ప్రముఖ కూడలి ప్రాంతముల వద్దను పతాక ఆవిష్కరణలతోను, ప్రతిరోజు బహిరంగ ప్రబోధ కార్యక్రమాలతోను విజయవంతంగా కొనసాగినవి.

మొదటిరోజున వివిధ మండల కాంగ్రెసు కార్యాలయాల వద్దను కాంగ్రెసు కార్యాలయం వద్దను సాయంసమయమున 75 జ్యోతులను వజ్రోత్సవాల చిహ్నంగా వెలిగించబడినవి. హరిజనవాడలయందును, మధ్య తరగతి ప్రాంతాలలోను, ప్రముఖ వ్యాపార కేంద్రములలోను, కార్మికవాడల యందును సదస్సులు యేర్పాటు చేయబడి 75 సంవత్సరాల కాంగ్రెసు చరిత్రను, శ్రీ నెహ్రూ ప్రభుత్వ ఆధ్వర్యాన దేశంలో అభ్యుదయ పథాన జాతిపురోగమనం, మొదటి, రెండు పంచవర్ష ప్రణాళికల నిర్వహణల గూర్చి వివరించారు. శ్రీయుత మరుపిళ్ల చిట్టి కృష్ణాజిల్లా కాంగ్రెసు కమిటీ ప్రధానకార్యదర్శి శ్రీ చెన్నుపాటి రామకోటయ్య, శ్రీ శిరిపురపు కోటేశ్వరరావు, శ్రీ చిట్టకవి రామయ్య పట్టణ కాంగ్రెసు కమిటీ ప్రధానకార్యదర్శి శ్రీ ముమ్మనేని వెంకట్రామయ్య తదితర వాణిజ్య, కార్మిక, హరిజన నాయకులు సదస్సులలోను, కాంగ్రెసు ప్రబోధ కార్యక్రమాలలోను బహిరంగ సభలలోను పాల్గొనిరి.

ఫిబ్రవరి 5 సాయంత్రం 7 గంటలకు పట్టణ కాంగ్రెసు కార్యాలయం వద్దనుండి బ్రహ్మాండమైన వూరేగింపు నిర్వహించబడింది. మొదటి రెండు పంచవర్ష ప్రణాళికలలో వ్యవసాయ రంగంలో దేశంలో వ్యయసమృద్ధిని కాంగ్రెసు ప్రభుత్వం యేవిధముగా సాగించింది తెలియజేసే ప్రదర్శనా చిత్తరువులతోనూ, మరియొక లాటిపై దేశ భవిష్యత్తును తీర్చిదిద్దిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నమూనాతోనూ, శ్రీ నెహ్రూ ప్రభుత్వం దేశంలో నిర్వహిస్తూ సామ్యవాదానపుని ఆర్థికస్థాయిని పెంపొందించే పారిశ్రామిక విప్లవములోని ప్రముఖ అంశాలను చిత్తరంజన్ కర్మాగారంలో తయారుఅయిన రైలు యింజను నమూనా, మదరాసు పెరంబూర్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మాణమైన రైలు పెట్టెల నమూనా, బెంగుళూరులో నిర్మించబడిన విమానపు నమూనాయూ, విశాఖపట్టణములో కర్మాగారంలో నిర్మితమైన ఓడనమూనాయూ, ప్రభుత్వ అధ్వర్యాన జాతీయ గృహనిర్మాణపథకము క్రిందను ప్రణాళికల కాలంలో వివిధ దశలయందు అమలుజరుపబడిన గృహనిర్మాణపు నమూనాయూ, అభ్యుదయ ప్రణాళికా కాలంలో దేశంలో భాషాప్రయుక్తంగా తీర్చిదిద్దుకొన్న వివిధ రాష్ట్రాలను చూపించే భారతదేశపటాన్ని, సామ్రాజ్యవిస్తరణ కాంక్షతో మిత్రద్రోహపూరితమైన భారతదేశంలో చైనా దురాక్రమణమూ, కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శితమయ్యే ప్రబోధచిత్రమునూ, దేశంలో భౌతిక సంపదయే గాక ఆధ్యాత్మిక సంపదకూడ అత్యావశ్యకమని వివరిస్తూ అందులకు సాధనలుగా విరూపించే దేవాలయ నమూనాయూ, కాంగ్రెసు యెన్నికల చిహ్నమైన "కాడిజోడెద్దుల" చిత్రపటమునూ, 1,2 పంచవర్ష ప్రణాళికలలో శ్రీ నెహ్రూ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు ప్రభుత్వము అమలుజరిపిన అభివృద్ధి కార్యక్రమములను వ్యయాల్ని సూచించే పట్టికతో సహా వివరణలను తెలియజేస్తూ తయారుచేయబడిన చార్టులు ప్రదర్శించబడినవి.

పట్టణములోని వివిధ ప్రాంతములలో గల ప్రసిద్ధుల డప్పుల వాయిద్యములు చిత్రవిచిత్ర వేషములు చెడిచేతలు, వివిధ రకములైన బ్యాండు వాయిద్యములు ముందుకు సాగుచుండగా శ్రీ మరుపిళ్ల చిట్టి కృష్ణాజిల్లా కాంగ్రెసు కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ చెన్నుపాటి రామకోటయ్య కార్మికవీర రాంపిళ్ల నర్సాయ్ అప్పలస్వామి, టి. లక్ష్మణరావునాయుడు, కాంగ్రెసు కార్యకర్తలు, పరిశ్రమప్రముఖులు, వేలాది కార్మికజనులు ప్రజానీకము వెంటరాగా వారివెంట ప్రణాళికా ప్రదర్శనముల ట్రాక్టర్లు, లారీలు విద్యుద్దీప అలంకరణలతో, ప్రబోధకార్యక్రమాలతో సాగిరాగ, బాలబాలికల విజయోత్సాహముతో జయజయధ్వానాలు మిన్నుముట్టి పట్టణములోని ముఖ్యవీధుల గుండ ఊరేగింపు అత్యంత వైభవముగా జరిగింది.

హైదరాబాద్ ధాన్యం మార్కెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 8:—

సన్నబియ్యం (పాతవి)	65.00 నుండి 75.00
,, (కొత్తవి)	57.00 నుంచి 62.50
ముతక బియ్యం	52.00 ,, 53.00
నె 19 రు	54.00 ,, 56.00
ఆక్కుళ్లు	52.00 ,, 54.50
కునువు	55.00 ,, 59.00
యస్. కె. కె.	61.00 ,, 65.00
నెం. 24 రు	65.00 ,, 66.00
డి. బి.	60.00 ,, 61.00
గోధుమ బన్సీ	55.00 ,, 65.00
జవార్ గుండు	39.00 ,, 44.00
,, బద్ద	29.00 ,, 33.00
,, పసుపు	31.00 ,, 32.00
పెసలు	49.00 ,, 52.00
పెసరపప్పు	66.00 ,, 68.00
కందిపప్పు చిన్నది	48.00 నుంచి 49.00
కందిపప్పు పెద్దది	54.00 నుంచి 55.00
మినుములు	52.00 నుంచి 54.50
మినప పప్పు	69.00 నుంచి 71.00
శనగలు	45.00 నుంచి 46.00
శనగపప్పు	56.00 నుంచి 58.00
బెల్లం	29.00 నుంచి 38.00

హైదరాబాద్ రెడీ బులియన్

హైదరాబాద్, ఫిబ్రవరి 8:—

వెండి:—	
ఓపెనింగ్	243.00
క్లోజింగ్	244.00
బంగారం:—	
ఓపెనింగ్	140.25
క్లోజింగ్	140.75

హైదరాబాద్ ఫార్వర్డు మార్కెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 8:—

రెడీరేట్లు:—	
ఆముదాలు	61.00
ఆముదం	14.50
వేరుశనగ బోల్డ్	74.00
వేరుశనగ క్వాలిటీ	78.00



ప్రాజెక్టులకు జర్నలిస్టుల యాత్ర: రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులను సందర్శించడానికి హైదరాబాద్‌నుంచి ఈ నెల 6 వ తేదీన బయలుదేరిన జర్నలిస్టుల బృందం సభ్యులను పై చిత్రంలో చూడవచ్చు. ఈ యాత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

భద్రతాసంఘ సమావేశం:

ఏ నిర్ణయం చెయ్యకుండానే కాంగోపై చర్చకు వాయిదా

లుముంబా విడుదలకు అనుకూలంగానూ వ్యతిరేకంగానూ సభ్యుల వాదోపవాదాలు

చర్చ పర్యవసానం తేలేవరకు తమ స్థావరాలను సమితి ఉపయోగించరాదని మొబుటూ ప్రకటన

మిత్రరాజ్యసమితి కార్యాలయం, న్యూయార్క్, ఫిబ్రవరి 8:—

కాంగో కాలి ప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబా విడుదలకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు నిన్న భద్రతా సంఘం సమావేశంలో వాదోపవాదాలు సాగించినపిమ్మట చర్చ గడువులేకుండా, ఏ నిర్ణయానికి రాకుండానే వాయిదాపడ్డది.

ఇదే సమయంలో కాంగోలీస్ సైన్య పునర్నిర్మాణానికి మిత్రరాజ్యసమితి చేసే ప్రయత్నాలను వారించడానికి ఇద్దరు కాంగోలీస్ నాయకులు చర్యలు తీసుకొన్నారు.

భద్రతాసంఘం కాంగోపై చర్చ పూర్తిచేసే వరకు సమితి కాంగోలీస్ సైనిక స్థావరాలను ఉపయోగించరాదని, కాంగోలీస్ సైనికులు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని కాంగోలీస్ సేనాని మేజర్ జనరల్ మొబుటూ అన్నారు.

కాటంగా ప్రెసిడెంట్ సాంబీ ఎలిజబెత్‌విల్లీలో ఒక ప్రకటన చేస్తూ తమ స్వాతంత్ర్యరక్షణకు ప్రజలను పూర్తిగా ఆయుధసన్నద్ధులను చెయ్యగలనన్నారు.

భద్రతాసంఘం చర్చలో లిబియా ప్రతినిధి డాక్టర్ మొహియుద్దీన్ ఫెకినీ ప్రసంగిస్తూ శ్రీ పాట్రిస్ లుముంబాను విడుదల చెయ్యనిదే ఉద్రిక్తత సడలబోదని అన్నారు.

శ్రీ లుముంబా నిర్బంధం ప్రపంచ ప్రజలలో విహిగింపు కలిగించిందని, కాంగో సిద్ధాంతాలు సమరానికి కేంద్రమై మహోపద్రవకర పరిస్థితిలో పడ్డవని డాక్టర్ ఫెకినీ అన్నారు.

శ్రీ లుముంబా లేనిదే కాంగో సమస్యా పరిష్కారం అసంభవమని యుగోస్లావ్ ప్రతినిధి శ్రీ నికోసా పావిసెక్ అన్నారు.

సమితిలోని ప్రెసిడెంట్ కసావుబూ ప్రతినిధి శ్రీ వారిసైలో విసెక్ మాట్లాడుతూ శ్రీ లుముంబాను ఏమి చెయ్యదలచినదీ నిర్ణయించవలసినది కాంగో ప్రజలు, న్యాయాధికారులు అన్నాడు.

ఫ్రాన్సు సూచన

ఫ్రెంచి ప్రతినిధి శ్రీ ఆర్మండ్ బెరార్డ్ నేటి మధ్యాహ్నం సమావేశంలో ప్రసంగిస్తూ కాంగో అధికారులకు ముఖ్యంగా ప్రెసిడెంట్ జోసెఫ్ కసావుబూకు మిత్రరాజ్యసమితి ప్రయోజనకరం కాగల తోడ్పాటును సమకూర్చాలన్నాడు.

కాంగోలోని ఆరురాష్ట్రాలు గౌరవించగల సుస్థిరప్రభుత్వం ఏర్పడి, కాంగో జాతీయ సైనిక దళాలు దేశంలో శాంతిభద్రతలను నెలకొల్పగలిగినపుడే అక్కడి చిక్కులు తొలగిపోగలవన్నారు.

స్టాన్లీవిల్లీ అధికారులకు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ఆయుధాలను సరఫరా చేస్తున్నదంటూ ప్రెసిడెంట్ కసావుబూ భద్రతాసంఘానికి చేసిన ఫిర్యాదు సమర్థనీయమైనదేనని, అరబ్‌రిపబ్లిక్ అధికారులు సమితి ఆదేశాలను మన్నించని సంగతిని కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి పేర్కొన్నారని కూడా శ్రీ బెరార్డ్ వ్యాఖ్యానించారు.

ఈక్వెటార్ ప్రతినిధి శ్రీ వియుసోలో బెని మకోగల పరిస్థితులను కల్పించగలదనీ కూడా ఈక్వెటార్ ప్రతినిధి అన్నారు.

గినియా, ఇండియా, యునైటెడ్‌అరబ్ రిపబ్లిక్‌ల ప్రతినిధులు కూడా సంగ్రహంగా ప్రసంగించారు.

భద్రతాసంఘం అధ్యక్షుడు సర్ ప్యాట్రిక్ డీన్ సంఘం సభ్యులు తమలోతాము నిర్ణయించుకోగల తేదీకి చర్చవాయిదా వేయనగునని ప్రతిపాదించగా, ఆ ప్రతిపాదనను, ముఖ్యంగా భద్రతా సంఘం పునస్సమావేశం కాగల తేదీని ఉజ్జాయింపుగా సూచిస్తూ స్పష్టీకరించవలసిందని సోవియట్ ప్రతినిధి శ్రీ వెలెరియన్ జోరిన్ కోరారు.

ఫిబ్రవరి 15వ తేదీకి ఏర్పాటైన రౌండ్‌టేబుల్ సమావేశం ఎలిజబెత్‌విల్లీలో జరిగితీరాలని కాటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయిస్ షోంబీ నేడు పట్టుదలగా చెప్పారు.

పెషావర్, ఫిబ్రవరి 7:—

బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఆమె భర్త ఎడింబరో ప్రభువు పెషావర్‌నుంచి నేటి మధ్యాహ్నం ఇక్కడకు చేరారు. పటాన్ గిరిజన ప్రాంతం గుండా 110 మైళ్లు కారులో ప్రయాణించి వారు ఇక్కడకు వచ్చారు. చలి తీవ్రంగా వున్నప్పటికీ లెక్కచేయక గిరిజనులు దారి కిరువైపుల గుంపులు గుంపులుగా చేరి రాజదంపతులను తిలకించారు.

కాంగోకు భారత సైనిక దళాలు

పంపడం విషయమై ఇంకా నిర్ణయం జరగలేదని శ్రీ చాగ్లా ప్రకటన

వాషింగ్టన్, ఫిబ్రవరి 8:—

కాంగోలో మిత్రరాజ్యసమితి ఏ దోరణి ననుసరించనున్నదో స్పష్టమయ్యేవరకు అక్కడకు సైన్యాలను పంపవలసిందన్న సమితి సెక్రటరీ జనరల్ కోరికపై తన నిర్ణయాన్ని ఇండియా అలా నిలిపివుంచిందని అమెరికాలోని ఇండియా రాయబారి శ్రీ ఎం. సి. చాగ్లా నిన్న అన్నారు.

అయితే ఈలోపుగా అక్కడ వున్న తమ ఉద్యోగులను ఇండియా ఉపసంహరించుకొనబోదని కూడా శ్రీ చాగ్లా వివరించారు.

లావోస్‌లో యుద్ధవిరమణ సాధనకు అంతర్జాతీయ పర్యవేక్షక సంఘాన్ని వెంటనే పునరుద్ధరించాలని కూడా శ్రీ చాగ్లా సూచించారు.

కాంగో, లావోస్‌లు రెండింటిలోను ఇండియా లక్ష్యాలు ఒక్కటేనని, అవి వాటిని తాటస్థ్యం చెయ్యడం, నిష్పక్షపాతంగా కావించడం, విస్తృత ప్రాతినిధ్యంగల ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యడం, లావోస్‌కు ఆయుధాల రవాణాను వారిస్తూ, యుద్ధవిరమణ సాధనకు అంతర్జాతీయ పర్యవేక్షక సంఘాన్ని పునరుద్ధరించడమునని భారత రాయబారి అన్నారు.

లావోస్‌లో అతివిషమ పరిస్థితి నెలకొనివున్నదనీ, రెండురోజులక్రితమే లావోస్ కోరిన పక్షంలో సహాయం చెయ్యడానికి సిద్ధంగావున్నట్లు చైనా ప్రకటించిందనీ శ్రీ చాగ్లా అన్నారు.

'ఇది చాలాతీవ్రమైన విషయంగా ఇండియా భావిస్తున్నది. చైనాకు తన సామ్రాజ్య విస్తరణావకాశం ఏదీ లభ్యంకారాదనే మేము భావిస్తున్నాము. చైనీస్ మా సరిహద్దులమీదుగా యింతకుముందే చొరబడి వున్నారు. లావోస్‌లో చైనా ప్రవేశం వాంఛనీయంలేదు.'' అని ఇండియా రాయబారి పేర్కొన్నారు.

కాంగో, లావోస్‌ల విషయంలోను, ముఖ్యంగా లావోస్ విషయంలోను అమెరికన్ విదేశాంగ మంత్రి శ్రీ డీన్ రస్క్‌తోను ఉపవిదేశాంగ మంత్రి శ్రీ చెస్టర్ బౌల్స్‌తోను జరిపిన సమావేశాలలో శ్రీ చాగ్లా చర్చించారు.

లావోస్‌కు రష్యా నుంచిగాని, అమెరికానుంచిగాని ఆయుధాల రవాణాను ఇండియా వ్యతిరేకిస్తున్నదని కూడా ఆయన అన్నారు.

కాంగో విషయంలో నిర్నిబంధంగా పార్లమెంటు అక్కడ వ్యవహరించగలగాలనే ఇండియా ప్రభుత్వం అభిలషిస్తున్న దన్నారు. ఆదే కాంగోకు ఎట్టి ప్రభుత్వం అవసరమో నిర్ణయించాలని, శ్రీ పాట్రిస్ లుముంబాసహా రాజకీయ నిర్బంధితుల సందరను విడుదలచేసి కాంగోలో చర్చలు జరుపుతున్న సాయుధ ముఠాలనన్నిటిని నిరాయుధంచేసి సమితి ఆధీనంలో వుంచాలని కూడా తమ ప్రభుత్వం వాంఛిస్తున్నదనీ శ్రీ చాగ్లా అన్నారు.

''యుద్ధంలో పాల్గొనగల సైనికదళాలను పంపవలసినదిగా సమితి ఇండియాను కోరింది. తాము ఇంకా ఏనిర్ణయమూ చేసుకోలేదు. సమితి నిర్ణయం ఏవిధంగా వుండగలదో ఆనే చూస్తున్నాము.'' అని కూడా శ్రీ చాగ్లా ఉద్ఘాటించారు.

సహకార పద్ధతిలో పంచదార ఫ్యాక్టరీ

రు. 25 లక్షల ఖర్చుతో నిర్మించడానికి మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 8:—

మనోపాడ్‌లో దాదాపు రు. 25 లక్షల ఖర్చుతో సహకార రంగంలో ఒక పంచదార ఫ్యాక్టరీ నెలకొల్పడానికి మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ నిర్ణయించింది.

క్రిందటివారం జరిగిన పరిషత్ సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చింపబడింది.

సహకార పద్ధతిలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు లైసెన్సు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందనీ, రాజోలిబండ మళ్లింపు పథకంక్రింద దాదాపు అయిదువేల ఎకరాలు చెరుకు పంట పండించడానికి వీలుంటుందనీ జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ రామచంద్రారెడ్డి సమావేశంలో తెలియజేశారు.

వాటాలరూపంలో ప్రజలవద్ద రు. 25లక్షలు వసూలు చేయాలని శ్రీ రామచంద్రారెడ్డి చెప్పారు.

మనోపాడ్ రైలుస్టేషన్ వద్ద ఫ్యాక్టరీ నిర్మాణానికి గాను తగిన స్థలం ఏర్పాటు చేయడానికి పరిషత్ నిర్ణయించింది.

తాజా వార్తలు

నెహ్రూతో భూటాన్‌రాజు సంభాషణలు

ఢిల్లీ, ఫిబ్రవరి 8 :—

భూటాను మహారాజా నేటి సాయంకాలం శ్రీ నెహ్రూను కలుసుకుని ఆయనతో 70 నిముషాలసేపుసంభాషించారు. భూటాను ప్రధానమంత్రి శ్రీ జిగ్మీదోర్జీ భూటాను ప్రభుత్వ కార్యదర్శి శ్రీ ఫిన్లే, గాంగుటాన్‌లోని ఇండియా రాజకీయ ప్రతినిధి శ్రీ అప్పాపంత్‌లు కూడా ఈ సంభాషణలలో పాల్గొన్నారు.

సిహానౌక్ ప్రతిపాదనను బ్రిటన్ బలపరిచే సూచన

లండన్, ఫిబ్రవరి 8 :—

లావోస్, కాంబోడియాలలో తటస్థ మండలాన్ని ఏర్పాటు చేయాలంటూ ప్రిన్స్ నొరొదొం సిహానౌక్ (కంబోడియా) చేసిన ప్రతిపాదనను బ్రిటన్ బలపరుచవచ్చునని బ్రిటిష్ విదేశాంగ మంత్రి లార్డ్ హోం యివాళ సూచించారు.

విమానం గల్లంతు

కలకత్తా, ఫిబ్రవరి 8 :—

ఖరగపూరు సమీపాన కల కల్లైకుండునుండి ఈ ఉదయం బయలుదేరి వెళ్ళిన భారత వైమానిక బలానికి చెందిన విమానం ఒకటి యీ సాయంత్రం వరకు తన స్థావరానికి తిరిగి రాలేదని ఇక్కడి పోలీసు కార్యాలయానికి వార్తలవల్ల తెలుస్తున్నది. వైమానికశాఖ పోలీసులు గాలింపులు జరిపినప్పటికీ ఇవాళ రాత్రి పొద్దుపోయేవరకు ఆ విమానంజాడ కనుపించలేదు.

ప్రధాన సమస్యలపై అమెరికా వైఖరి

రష్యాకు స్పష్టంచేసి సత్ప్రయోజనం సాధించగలమని కెన్నెడీ ఆశాభావం

వాషింగ్టన్, ఫిబ్రవరి 8 :—

లావోస్, కాంగో మున్నగు సమస్యలకు సంబంధించి, రష్యాకు తన వైఖరిని అమెరికా ఇదమిత్థముగా తెల్పి చెప్పి సత్ప్రయోజనం సాధించగలదని ఆశిస్తున్నానని ప్రెసిడెంట్ కెన్నెడీ ఇవాళ తన పత్రికావిలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

రాకెట్ల విషయంలో సోవియట్ యూనియన్ కంటె వెనుకబడి వున్నామా, లేదా అనే విషయంలో దరియాప్తు ఒక నిర్ణయానికి రావడానికి పరిశీలనలు ఇంకా పూర్తికాలేదని ఆయన మరొకసారి తెలియజేశారు.

ఉత్తర అట్లాంటిక్ రక్షణ సంస్థ విషయంలో అమెరికా విధానాన్ని తన విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని ప్రెసిడెంట్ కెన్నెడీ వివరించారు.

ఉత్తర అట్లాంటిక్ రక్షణ సంస్థ అమెరికా పాల్గొంటున్న రక్షణ సంస్థలలో అత్యంత ముఖ్యమైనదనీ, దీనిలో శక్తిమంతంగా అది ఇంకా పాల్గొన గోరుతున్నదనీ, ముఖ్యంగా, యూరపులో తన సైనికబలాన్ని అది నిలబెట్టుకొన గోరుతున్నదని ఆయన ప్రకటించారు.

మే నెలలో ఆస్లోలో జరుగనున్న ఉత్తర అట్లాంటిక్ రక్షణ వ్యవస్థ మంత్రుల సమావేశం ప్రభుత్వాధినేతల సమావేశం కావాలంటూ వచ్చిన సూచనలను ఇంకా ఆలోచించ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు.

మానవుని రోదసీయాత్రకు చాలా ముందు జాగ్రత్తలు

మానవుని రోదసీయాత్రకు పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా అమెరికా సన్నాహాలు జరుపుతుందనీ, ప్రతిష్ఠకోసం తొందరపాటు చూపబోవడంలేదనీ ప్రెసిడెంట్ కెన్నెడీ తెలియజేశారు.

వ్యాధుల పూర్తి నిర్మూలనమే ఉత్తమ చికిత్సా పద్ధతి

తాత్కాలిక ఉపశమనసాధనాలవల్లలాభంలేదని లక్ష్మణస్వామి ముదలియార్ ఉద్ఘాటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:—

వ్యాధులను తాత్కాలికంగా ఉపశమింపజేసి, లొంగదీసుకోవడం కంటె, వాటిని సమూలంగా నిర్మూలించడమే ఉత్తమ పద్ధతి అని, ఈ పద్ధతిని సూచిస్తున్న ప్రపంచ ఆరోగ్యసమితిని, ఆదర్శవంతంగాగైకొని, అన్నిదేశాలు ఆచరించగలవన్న ఆశాభావాన్ని మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్, నేడిక్కడ, ప్రపంచ ఆరోగ్యసమితి 14 వ వార్షికోత్సవ సభకు అధ్యక్షతవహిస్తూ ఉద్ఘాటించారు.

ఇట్టి పద్ధతివల్లనే ప్రపంచ దేశాలలోవున్న వ్యాధులను నిర్మూలించి, ప్రజలను వ్యాధులబారి నుండి రక్షించటం సాధ్యపడుతుందని ఆయన అన్నారు.

గత 13 ఏండ్లలో ప్రపంచ ఆరోగ్యసమితి కావించిన కృషిని సమీక్షిస్తూ, ఇండోనేషియా రైతులను కొన్నేండ్లుగా పీడిస్తున్న యాస్ అనే వ్యాధిని భారతదేశంలో ప్రబలంగావున్న మలేరియా వ్యాధిని నిర్మూలించడంలో ప్రపంచ ఆరోగ్య సమితి కృతకృత్యురాలైనదని ఆయన అన్నారు.

సమితి సాధించిన విజయాలు పెక్కువున్నప్పటికీ ఇంకా ముమ్ముందు చేయవలసిన పనులు చాలా వున్నవని క్షయ, కుష్ఠు, మున్నగువాటిని ప్రాకనీయకుండా అరికట్టాలనీ, దక్షిణ భారత దేశంలో సాగుతున్న ప్రయోగాలు ఆశావహంగా వున్నాయనీ, ఈ వ్యాధులను అరికట్ట వచ్చుననే ఆశ ఈ ప్రయోగాలవల్ల కలిగినదని ఆయన అన్నారు.

కుష్ఠువ్యాధి ఇక్ష్వాకుల కాలంనుండి దక్షిణ ఆసియా ప్రాంతాలను పట్టి పీడిస్తున్నదనీ, దీనిని నిర్మూలించి వేయాలనీ, ఆయన అన్నారు.

అయితే, పాతవ్యాధులు నిర్మూలింపబడుతున్నప్పటికీ కొత్త కొత్త రోగాలు బయలుదేరడం వల్ల ప్రపంచ ఆరోగ్య సమితికి కొన్ని కొత్త సమస్యలు వచ్చి పడుతున్నవనీ, ఆయన వక్కాణించారు. ఆధునిక నాగరికత కలిగించే ఉద్రిక్తతవల్ల ఆందోళనవల్ల సంఘం పర్వ ప్రతి చర్యలకు తట్టుకోవలసి వస్తున్నదనీ, సహా సారిశ్రామికవంతమయిన సమాజం వల్ల ప్రపంచ రాజకీయాల ప్రభావం వల్ల మానసిక వ్యాధులు కలుగుతున్నవనీ ఆయన అన్నారు.

చిరాకు, కోపం, ఆలసట, నరాల ఉద్రిక్తత, మానసిక అనారోగ్యానికి హేతువులనీ, ఇవి ప్రబ్బరిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఆయన ఉద్బోధించారు.

ఉత్తమ గ్రంథాలపోటీ

కేంద్ర విద్యాశాఖ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 :—

ఎనిమిదవ గ్రంథపోటీలకు గ్రంథాలను సంపించవలసిందిగా రచయితలకు కేంద్ర విద్యాశాఖ నేడు సూచిస్తూ ఒక ప్రకటన చేసింది. పోటీలు అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీర్, మళయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, సింధి, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలలో జరుగుతాయి.

ఉత్తమ గ్రంథములకు 40 బహుమతులు యిస్తారు. ఇందులో వెయ్యేసి రూపాయలు బహుమతులు 500 రూపాయల బహుమతులు 35.

తమిళనాడ్ శబ్ద ప్రయోగం

ముఖ్యమంత్రి కామరాజ్‌నాడార్ వివరణ

ఎత్తాయపురం, ఫిబ్రవరి :—

మద్రాసు రాష్ట్రానికి తమిళనాడ్ అనే పదం ఎన్నడూ ప్రయుక్తం కాలేదని ప్రాచీన చక్రవర్తులైన చేర, చోళ, పాండ్యపూరి కాలంలో సైతం ఈ పదం లేదనీ, కానీ, కవి భారతి దీనికి తమిళనాడ్ అనే పదాన్ని ప్రయోగించారనీ, పిమ్మట కాంగ్రెసుపార్టీ దానిని తమిళనాడ్ కాంగ్రెసుపార్టీ, అనే పేరును ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినదనీ కాగా మద్రాసు రాష్ట్రంపేరును తమిళనాడ్‌గా మార్చే విషయాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించుతుందని ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ నేడిక్కా ఒక సభలో అన్నారు.

నేపాల్ రాజుకు ప్రధానినెహ్రూ లేఖ

ఖాట్మండూ, ఫిబ్రవరి 8:—

నేపాల్‌లో యిటీవల జరిగిన పరిణామాలను గురించి ప్రధాని నెహ్రూ నేపాల్‌రాజా మహేంద్రకు ఒక లేఖ వ్రాసినట్లు తెలియవస్తున్నది. పార్లమెంటును రద్దుచేయుటం, కోయిరాలా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయుటం, వాటిని గురించి కూడా శ్రీ నెహ్రూ ఆ లేఖలో ప్రస్తావించారట.

భూటాన్‌రాజు గౌరవార్థం విందు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 :—

ప్రధాని నెహ్రూ నేటిరాత్రి భూటాన్‌రాజు గౌరవార్థం ఇక్కడ విందుచేశారు. ... భవనంలో జరిగిన ఈ విందుకు 31 మంది అతిథులు హాజరయారు.

నెహ్రూ - ఫతేసింగ్ సంభాషణలు

(1 వ పేజీ తరువాయి)

టారా అని విలేఖరులు మాస్టర్ తారాసింగ్‌ను ప్రశ్నించగా ఆవిషయం శ్రీ నెహ్రూ ఎవరెవరిని ఆహ్వానిస్తారో దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు.

ఇకముందు జరగబోయే చర్చలలో ఎక్కువ మంది పాల్గొనగలరని తాము ఆశిస్తున్నట్టు శ్రీ ఫతేసింగ్ చెప్పారు.

శ్రీ నెహ్రూతో తాను జరిపిన సంభాషణలు చాల స్వేచ్ఛగా, నిర్మొగమాటంగా జరిగినవని, ఇరువురు కూడ ఎలాంటి అనుమానాలు, అడ్డుగోడలు లేకుండా మాట్లాడు కున్నామనీ శ్రీ ఫతేసింగ్ చెప్పారు. సంభాషణలు ఇకముందు కూడ ఇలాగే కొనసాగితే ఏదో కొంతమంచి జరుగుతుందని కూడ ఆయన అన్నారు.

తాను చాలవరకు పంజాబీ భాషలోనే మాట్లాడినాననీ, శ్రీ నెహ్రూ పంజాబీ భాష అర్థంచేసుకొనగలరనీ శ్రీ ఫతేసింగ్ చెప్పారు.

శ్రీ ఫతేసింగ్, మాస్టర్ తారాసింగ్‌లు ఢిల్లీలో కొద్దిరోజులుండి ఆతర్వాత అమృతసర్‌కు బయలు దేరుతారు.

'ఓర్మివహించండి'

సిక్కులకు ఫతేసింగ్ విజ్ఞప్తి

శ్రీ నెహ్రూతో తాము జరుపుతున్న సంప్రదింపులలో విశ్వాసం ఉంచి, పంజాబీసుబా విషయంలో సహనం వహించవలసిందిగా శ్రీనెహ్రూతో నేడు సంభాషణలు జరిపిన శ్రీ ఫతేసింగు సిక్కులకు విజ్ఞప్తి చేశారు.

తనకు, మాస్టర్ తారాసింగుకు ఢిల్లీ పౌరులు యిచ్చిన స్వాగతం సందర్భంలో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రితో తాను చాలాస్వేచ్ఛగా నిర్మొగమాటంగా సంభాషణలు జరిపాననీ, తాము చాలా విషయాలు చర్చించామనీ,మిగిలిన సమస్యలుకూడా ఈసారి సమావేశంలో చర్చించబడగలవనీ, శ్రీ సంత్‌ఫతేసింగు చెప్పారు.

పరస్పర సంభాషణలద్వారా చర్చలద్వారా చాలా మంచి విషయాలు జరిగాయనీ, సిక్కులు వేచి వుండవలెనేకానీ, ఉద్రిక్త ప్రజలవలే వ్యవహరించరాదనీ, కూడా ఆయన చెప్పారు.

ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి గల చిక్కులను కూడా ప్రజలు అర్థంచేసుకోవాలనీ, అందరకూ బాధ్యత వహించవలసిన ప్రభుత్వం ఈ విషయములో త్వరగా ఒక నిర్ణయానికి రావటం సాధ్యం కాదని, గుర్తించాలని కూడా శ్రీ ఫతేసింగు చెప్పారు.

పంజాబీసుబా చెట్టునుండి కోసుకుని జేబులో వేసుకునే పండుకాదనీ, అనేక విషయాలు దీనిని గురించి ఆలోచించవలసి వుంటుందనీ ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఐకమత్యాన్ని కాపాడవలసిందిగా ఆయన సిక్కులకు విజ్ఞప్తి చేశారు.

మాస్టర్ తారాసింగు ప్రసంగిస్తూ, పంజాబీ సుబా తప్ప మరేదీ సిక్కులను సంతృప్తి పరుచజాలదనీ అన్నారు.

నేపాల్ ప్రభుత్వోద్యోగులచే బలవంతాన పదవీ విరమణ

ఖాట్మండూ, ఫిబ్రవరి 8 :—

నేపాలు ప్రభుత్వ శాఖలలో జరిగిన తీవ్రమయిన మార్పు కారణంగా ప్రత్యేక తరగతి కార్యదర్శులుగా పనిచేస్తున్న పదముగ్గురిచేత, సంయుక్త కార్యదర్శులచేత, అంతకంటె తక్కువ హోదాగల మరొకరిచేత, గబలవంతాన ఉద్యోగ విరమణ చేయించారు.

అమెరికాచే రోదసికి మానవుడు

లండన్, ఫిబ్రవరి 8 :—

మానవుని ఉపగ్రహంలో ఉంచి, అమెరికా వారాలలో రోదసిలోనికి రాకెట్‌ను ప్రయోగించగలదని తెలియవస్తున్నది.

బ్రిటిష్ కార్పొరేషను రేడియో డివిజను ప్రతినిధి వారెన్‌హాక్ నేడు పైవిధంగా ప్రకటించారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 8:—

నేటి ఓపెనింగ్	32.10
నేటి క్లోజింగ్	32.18

గరీబ్ — సౌభాగ్య సాధన



"మనమేదో సౌభాగ్యాన్ని సాధిస్తున్నామంటున్నారు-మనకు మంచినెయ్యి, పాలే దొరకకుండా వున్నాయి"

"మీకు నెయ్యి, పాలు లభించేట్టు చేస్తాం-మాతోసహకరిస్తారా?"

"అయితే, సహకారంవల్ల నెయ్యి, పాలు ఎలా వస్తాయి?"

"కేవల సహకారంవల్ల రావనుకోండి—కాని, సహకార పద్ధతిపై పాడి పరిశ్రమ కేంద్రాన్ని స్థాపిస్తే వస్తాయి!"

తాంబూలములకు
యాలక్కాయ, లవంగము
ఇప్పుడు అక్కరలేదు.
రూచి
సుగంధ ద్రవ్య సముదాయము
అన్ని కిరాణా కొట్లలో దొరుకును.
కిళ్లీకొట్లలో వాడబడుచున్నది.
నానాకాస్మటిక్సు, విజయవాడ-2.

హైదరాబాద్, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, బెజవాడ, గుంటూరు మరియు నెల్లూరు పిలుపు.
మీ వ్యాధులకు
కవిరాజ్
పండిత్
దుర్గాదత్తశర్మ.
వైద్యవాచస్పతిని
దిగువచోట్ల
సంప్రదించండి.



1. హైదరాబాద్: (ప్రతినెల 10వ తేదీ) ఉ. 10—00 గం. నుండి మ. 1—00 సా. 4—00 నుండి రా. 7—00 వరకు తాజమహల్ హోటల్, కింగుకోటిరోడ్, ఫోన్: 5591.
2. మచిలీపట్నం: (ప్రతినెల 11వతేదీ) ఉ 9—00 గం. నుండి మ. 12—30 వరకు ఇంద్రభవన్ హోటల్, ఫోన్: 16.
3. ఏలూరు: (ప్రతినెల 11వ తేదీ) మ 3—00 గం. నుంచి సా. 6—00 గం. వరకు) వసంతమహల్‌లాడ్జి, ఫోన్: 90 ఎ.
4. రాజమండ్రి: (ప్రతినెల 12వ తేదీ. (ఉ. 7—30 నుండి సా. 3—00 గం వరకు) శాంతినివాస్, ఫోన్: 22 ఎ.
5. బెజవాడ: (ప్రతి నెల 13 వ తేదీ (ఉ. 7—30 గం. నుండి మ. 3 గం. వరకు) వెల్‌కంహోటల్, సుమతి బిల్డింగ్సు, గాంధినగర్, ఫోన్ : 286.
6. గుంటూరు : (ప్రతి నెల 13 వ తేదీ (సా. 4 గం. నుండి రా. 7—00 గం. వరకు) ఉడిపి (శ్రీకృష్ణ భవన్, స్టేషన్ రోడ్డు, ఫోన్ : 181.
7. నెల్లూరు : (ప్రతినెల 14 వ తేదీ (ఉ. 7—30 గం.నుండి మ. 10—30గం. వరకు) అజంతా హోటల్, (ట్రంక్‌రోడ్డు, ఫోన్ : 100.
వీరు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణం చేస్తారు.
పై తేదీలను గమనించి, ఈ దిగువ జబ్బులు అనుభవించే వారు వీరి సలహా పొందండి.
గుండె జబ్బు, వరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, ఉన్మాదము, అతి మూత్ర వ్యాధి, ఉబ్బసము, హిస్టీరియా, బొల్లి, తామర, బోదవ్యాధి, ఫిస్టులా, మూల వ్యాధి, రక్తం విషమెక్కుట తదితర క్లిష్ట వ్యాధులకు.
NAVRATNA KALPA PHARMACY,
Jullundur City (India). 10.

బీహార్ కాంగ్రెస్ లెజిస్లేచర్ నాయకత్వం :

ఏకగ్రీవ ఎన్నికకు శ్రీ సంజీవరెడ్డి కృషి

: x :

రహస్య బ్యాలెట్‌ద్వారా అభివృద్ధి నిర్ణయం

పాట్నా, ఫిబ్రవరి 8:—

బీహార్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సభ్యులు నిన్నరాత్రి ఇక్కడ సమావేశమై పార్టీనాయకత్వానికి తాము ఎవర్ని అభిలషిస్తున్నదీ, రహస్యవోటింగ్ ద్వారా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

వోటింగు ఫలితం వెల్లడించబడలేదు.

మొత్తం 277 మంది సభ్యులలోను 269 మంది వోటింగులో పాల్గొనినట్లు తెలుస్తున్నది. బీహార్ అసెంబ్లీ స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్, తదితరసభ్యులు వోటింగులోపాల్గొనలేదు. వోటింగు దాదాపు రెండున్నర గంటలసేపు జరిగింది. ఫలితంకోసం నిరీక్షిస్తూ వేలాది ప్రజలు స్టేట్ గెస్ట్‌హౌస్ బైట గుంపులు గుంపులుగా పోగయారు.

ఈ వోటింగులో ఆయా అభ్యర్థులకు వచ్చిన వోట్లసంఖ్యనుబట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు వారి వారి బలాలను నిర్ణయించి, ఎన్నికను ఏకగ్రీవంగా జరిపించే నిమిత్తమై వారిలో ఒక అభ్యర్థి పేరును సూచిస్తారని తెలుస్తున్నది. దీనికిగాను రాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ తిరిగి నేటి ఉదయమే సమావేశ మవుతున్నది. రహస్యబ్యాలెట్ వివరాలను కాంగ్రెస్ అధ్యక్షుడు బైటికి వెల్లడించకపోవచ్చు.

శ్రీ సంజీవరెడ్డి మాట్లాడుతూ మొదట బీహార్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీకృష్ణసిన్హా మరణానికి సంతాపం ప్రకటించారు. ఆయన అనంతరం పార్టీ నాయకత్వానికి ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని తాను ఆశించాననీ, అయితే ఈవిషయంలో ఏకాభిప్రాయం లోపించినందువల్ల సభ్యులలో హెచ్చు మంది ఎవర్ని నాయకుడుగా ఎన్నుకోవాలని కోరుతున్నదీ ముందు నిర్ణయించదల్చుకున్నాననీ శ్రీ సంజీవరెడ్డి అన్నారు.

రహస్య బ్యాలెట్ ఈవిధంగా నిర్వహించబడింది. సమావేశానికి హాజరైన ప్రతి శాసన సభ్యుడు పార్టీనాయకత్వానికి తను ఎవర్ని ప్రతిపాదించదల్చుకున్నదీ ఆ అభ్యర్థి పేరును బ్యాలెట్ కాగితంమీద వ్రాసి, దానిక్రింద తన సంతకం కూడా చేసి సమావేశస్థలానికి వెనుకవైపు గదిలో ఉంచిన బ్యాలెట్‌పెట్టెలో వడవేశాడు. బ్యాలెట్ పెట్టెదగ్గర ఎ. ఐ. సి. సి. కార్యదర్శి శ్రీ సాదిక్ ఆలీ కూర్చున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సభ్యులందర్నీ వరుసగా ఒక్కొక్కరినే పేరుపెట్టి పిలవడం, తర్వాత వారు వెనుకవైపు గదిలోకి వెళ్లి ఒక్కొక్కరే వోటువేయడం — ఈపద్ధతిలో జరిగింది రహస్యవోటింగు. ఒకరి ప్రమేయం లేకుండా పార్టీనాయకత్వానికి తను ఎవర్ని అర్హుడుగా భావిస్తున్నదీ ప్రతి ఒక్కసభ్యుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి ఈ రహస్య వోటింగు ఎంతైనా అవకాశం ఇచ్చింది. అయితే సభ్యులలో దాదాపు యావన్మంది పార్టీనాయకత్వానికి శ్రీ మహేష్‌ప్రసాద్ సిన్హా, లేక పండిట్ బినోదానంద్ ఝా — వీరిద్దరిలో ఎవరికో ఒకరికి వోటు చేసినట్లు తెలుస్తున్నది.

లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి తాత్కాలిక ముఖ్యమంత్రి శ్రీ దీప్‌నారాయణ సిన్హా, బీహార్ ఖాదీబోర్డు అధ్యక్షుడు శ్రీ మహేష్ ప్రసాద్ సిన్హా, రెవిన్యూమంత్రి పండిట్ బినోదానంద్ సిన్హా, మాజీ రెవెన్యూమంత్రి శ్రీ కృష్ణవల్లభ సాహే మొదలైన నాయకులను, తదితర ప్రముఖ కాంగ్రెస్ శాసనసభ్యులను కలిసికొని వారితో సంభాషణలు జరిపారు. అయితే నాయకుని ఎన్నిక ఏకగ్రీవంగా జరిపించే విషయంపై ఎట్టి అంగీకారంగాని కుదరలేదు.



రాజమండ్రి లలితకళానికేతన్ వారు శ్రీ కూర్మా వేణుగోపాలస్వామిని సన్మానించినప్పటి చిత్రం. లలిత కళానికేతన్ కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు.

ఉపాధ్యాయుల జీతాలసమస్య

విద్యామంత్రి శ్రీ పట్టాభి రామారావు వివరణ

(ఆంధ్రప్రభ విలేఖరి)

తిరుపతి, ఫిబ్రవరి 6 :—

తిరుపతి పురపాలక సంఘ ఆధీనంలో నున్న పాఠశాలల ఉపాధ్యాయులు చేరి ఒక సంఘాన్ని యేర్పాటు చేసుకున్నారు. విద్యాశాఖామంత్రి శ్రీ యస్. బి. పి. పట్టాభిరామారావు గతనెల28వ ప్రారంభోత్సవం చేశారు. పురపాలక సంఘ అధ్యక్షులు శ్రీ పి. మునివెట్టి అధ్యక్షత వహించారు.

మంత్రి శ్రీ పట్టాభిరామారావు సంఘాన్ని ప్రారంభోత్సవంచేస్తూ యిలా అన్నారు:

'ఉపాధ్యాయులందరికి కలసి ఒక్కటే సంఘం వుండం వల్ల విలువ యెక్కువ. ప్రతి బ్లాక్‌కి తాలూకాకు ఉండడంవల్ల అభిప్రాయ భేదాలుపెరిగివాటి నిర్ణయానికి విలువ లేక పోతుంది. ఒక్కొక్క సమయంలో ఒక్క సంఘం చెప్పిన విషయానికి విరుద్ధం మరొక సంఘం చెప్పడం జరుగుతుంది. కృష్ణాజిల్లా ఉపాధ్యాయులగిల్డు యెంతోబాగా పనిచేయుచున్నది. ఆగిల్డు చేసిన సలహాకు యెంతో గౌరవం ఉన్నది. ఉపాధ్యాయవృత్తికి గౌరవం పోయిందనడం నిజంకాదు. గౌరవం ఉన్నది. కాని ఆ ఉపాధ్యాయులు ప్రవర్తనవల్ల, వృత్తిని నడువడంలోని విశిష్టతవల్ల ఆగౌరవాన్ని పొందుతున్నారు.

ప్రభుత్వంవారుమీ గౌరవాన్ని యింకా పెంచాలనే జాతీయ బహుమతి యేర్పాటు చేశారు. జాతీయం చేసినపాఠ్యగ్రంథాలు రచించడం ఉపాధ్యాయులకే యిచ్చాం. రిటైరు అయిన వారికి కూడ యిచ్చాం.

అందువల్ల ప్రభుత్వం యెప్పుడూ కూడ ఉపాధ్యాయులను గౌరవిస్తూనేవుంది.

మీ సంఖ్య అధికం. ఏ డిపార్టుమెంటులోను యింతలేదు. మీకు ఒక్క రూపాయి అధికం చేయాలన్న ఎన్నో లక్షలు కావలసియున్నది చేసే సహాయాన్ని జాగ్రత్తగా చేయవలసియున్నది. ఇతరశాఖలతోపనిచేయువారు ఉపాధ్యాయులకు ఇతరశాఖలతోపనిచేయువారు ఉపాధ్యాయులకు యెంత సౌకర్యాలు, ఎన్ని రోజులు సెలవులు, అని అడుగుతారు.

మీకు ప్రత్యేక నియోజకవర్గం యేర్పాటు చేశాం. అంటే మీవృత్తికి రాజ్యాంగంలో అంత గౌరవమివ్వబడింది. కాని కొందరు రాజకీయ పార్టీలను బలపరుస్తున్నారు. ఇది మంచిదికాదు.

శ్రీ కె. ఆది కేశవులునాయుడు, శ్రీ యస్.పి చెంగ్రలాయ నాయుడు మాట్లాడారు.

శ్రీ కె. వి. నరసింహ మూర్తి వందనసమర్పణ చేశారు.

నాటక కళలలో డిప్లమా కోర్సు

నిర్వహణకు కేంద్ర సంగీత నాటక అకాడమీచే ఏర్పాట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 7:—

నాటక కళలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఒకదానిని నడపటానికి కేంద్ర సంగీత నాటక ఆకాడమీ ఒక సంస్థను ఏర్పాటుచేసినదని, దానిపేరు జాతీయ నాటక పాఠశాల, ఆసియా రంగస్థల సంస్థ అని నే డిక్కడ వెలువడిన ఒక పత్రికా ప్రకటన తెలుపుతున్నది.

ఈ పాఠశాలలో ప్రతి ఒక్క కోర్సులో ప్రతి సంవత్సర జూలై నెలలో 25 మందిని చేర్చుకొంటారు. పాఠశాల ఈ సంవత్సరం మే నెల 15 వ తేదీని వేసవి సెలవులకు మూసివేసే లోగానే 1961—62 సంవత్సరానికి చేర్చుకొనే విద్యార్థుల జాబితా తేల్చివేస్తారు. దీనిలో చేరగోరే వారిని ఢిల్లీలో ఒక ఇంటర్‌వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్‌వ్యూకు పిలవబడేవారు తమ సొంత ఖర్చులతో ఢిల్లీ ఇంటర్‌వ్యూకు వెళ్లాలి.

నాటక సంఘాలు ఈ కోర్సులో శిక్షణకు తమ అభ్యర్థులను పంపవచ్చు. ఈ సంస్థలు తమ అభ్యర్థులకు నెలకు రు. 200 చొప్పున స్టైపెండ్ ఇయ్యాలి. దరఖాస్తు ఫారాలు "నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ ఏసియన్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్, '5—ఎ కైలాస్‌కాలనీ, న్యూఢిల్లీ 14,' చిరునామాకు వ్రాసి తెప్పించుకోవచ్చు. దరఖాస్తులు పంపటానికి తుది గడువు మార్చి 15 వ తేదీ.

సికిందరాబాద్‌లో హస్తకళల కేంద్రం

మంత్రిణి శ్రీమతి మసూమాబేగంచే ప్రారంభోత్సవం

హైదరాబాద్, ఫిబ్రవరి 7:—

సాంఘిక సంక్షేమ మంత్రిణి శ్రీమతి మసూనాబేగం, నిన్న యిచ్చట చేతిపనుల బుటారీ కేంద్రాన్ని ప్రారంభిస్తూ, పారిశ్రామిక సహకార ఫెడరేషన్‌వంటి సంస్థల ద్వారా, ప్రత్యేక లఘు పరిశ్రమలకు ప్రభుత్వం అప్పులు మంజూరు చేస్తూ నిరుద్యోగ సమస్యా పరిష్కారానికై శాయశక్తుల కృషిచేస్తున్నదని తెలియజేశారు.

హస్తకళల బుటారీ కేంద్రాలవంటివి మరికొన్నిచోట్లకూడా త్వరలోనే నెలకొల్పబడగలవని ఆమె ఎరుకపరిచారు.

మునలివారికి కూడా జీవితం సుఖవంతంగా గడిచేటట్లు, హైదరాబాద్‌లో ఒక హోమ్ కూడా నెలకొల్పబడగలదని తాము ఆశిస్తున్నామని ఆమె అన్నారు.

సికిందరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ అన్నెం విశ్వనాథరావు ప్రసంగిస్తూ, ఈ కేంద్రం నెలకొల్పడంవల్ల పౌరులు చాలా సంతసిస్తున్నారని, ఇట్టి కేంద్రాలు మరికొన్ని నెలకొల్పడం అవసరమని విజ్ఞప్తి చేశారు.

జబల్పూరులో తిరిగి అల్లర్ల విజృంభణ

: x :

మూకలను చెదరగొట్టడానికి పోలీస్ కాల్పులు

జబల్‌పూర్, ఫిబ్రవరి 8 :—

జబల్‌పూర్ పట్టణంలో నిన్నరాత్రి అల్లరిమూకలు తిరిగి దౌర్జన్య చర్యలకు పూనుకోగా వారిని చెదరగొట్టడానికిగాను పోలీసులు కాల్పులుజరిపారు.

పట్టణంలో మరొకచోట కూడా కాల్పులు జరిగినట్లు అనధికార వార్తలు తెలుపుతున్నాయి.

అల్లరి మూకలను అణిచి వేయడంలో పోలీసులకు తోడ్పడడానికి గాను సైనికులను తిరిగి పిలిపించడం జరిగింది.

కాల్పులలో ప్రాణనష్టం గాని, ఎవరికైనా గాయాలు తగిలినట్టుగాని వెంటనే ఇదమిత్థంగా వివరాలేమీ అందలేదు.

అయితే తర్వాత అందిన వార్తలనుబట్టి ప్రత్యేకించి హనుమంతాల్ ప్రాంతంలో వివిధ వర్గాల వారిమధ్య జరిగిన ఘర్షణల్లో చాలామందికి గాయాలు తగిలినట్టు తెలుస్తున్నది. ఫెరారా ఖాస్,సుజీమొహల్లా, నయామొహల్లా ప్రాంతాలలో కూడా తీవ్రమైన కొట్లాటలు జరిగాయి. అక్కడ నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పోలీసులు తగుచర్యలు గైకొంటున్నారు.

కళాశాలలలో చదువుకుంటున్న ఒక అమ్మాయిపై ఇతర కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యం జరిపినట్టు వార్తలు వెలరేగడంతో గత శనివారంనాడు ఈ అల్లర్లకు అంకురార్పణ జరిగింది. జరిగిన అవమానాన్ని భరించలేక తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో ప్రజల ఆగ్రహాలు మిన్నంటి ప్రత్యర్థికులాలవారి మధ్య పెద్దపెట్టున దాడులు సంఘర్షణలు ప్రారంభమయాయి. నగరంలోని విద్యాసంస లన్నిటినీ మూసివేయడం కూడా జరిగింది.

అయితే తిరిగి నిన్న ఉదయం కళాశాలలు, తదితర విద్యాసంస్థ లన్నిటినీ తిరిగి తెరవడంతో పరిస్థితి చక్కబడి నగరజీవితం మామూలుస్థాయిలోకి వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. కాని, తిరిగి నిన్న రాత్రే అల్లర్లు చెలరేగి కాల్పులు జరిగాయి.

జయపూర్, ఫిబ్రవరి 8:—

రాజస్థాన్‌లోని వివిధ జిల్లాలకు చెందిన అనేక గ్రామాలను కరువు ప్రాంతాలుగా రాష్ట ప్రభుత్వం ప్రకటించింది.

క్యూబా సాంఘిక ఆర్థికసమస్యలు

పరిష్కారకృషి ఆ దేశంలోనే జరగాలని శ్రీ రస్క్ సూచన

వాషింగ్టన్, ఫిబ్రవరి 7:—

ఆర్థిక, సాంఘిక రంగాలలో క్యూబా సమస్యా పరిష్కారానికి కృషి క్యూబాలోనే జరగాలని అమెరికన్ విదేశాంగమంత్రి శ్రీ డీన్ రస్క్ నేడు పత్రికాప్రతినిధు లడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.

క్యూబాసహా ఏ దేశం ఆర్థిక, సాంఘిక సమస్యలైనా ఆదేశ ప్రజల అభిమతాలకు అనుగుణంగా పరిష్కారం చెయ్యడానికే ప్రయత్నించాలని, లోగడ క్యూబాలో అధికారంనెరపినవారు ఈ ఆశయాలను లెక్కచెయ్యలేదనే సంగతి స్పష్టంగా కనిపిస్తూనేఉన్నదనీ అన్నారు.

కేరళలో భూమిపన్ను: గవర్నర్ ఆర్డినెన్స్

త్రివేంద్రమ్, ఫిబ్రవరి 7:—

కేరళ భూమిపన్ను చట్టం స్థానే—అందులోని ప్రధానాంశాలను సుప్రీమ్‌కోర్టు ఇటీవల చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించడాన్ని పురస్కరించుకొని—కేరళ గవర్నర్ నేడు ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రతి ఎకరంపై సాలుకు రెండు రూపాయల చొప్పున కనీసపుపన్ను విధిస్తూ చట్టంలో స్థూలంగాఒకరేటు నిర్ణయించబడింది.

అయితే గవర్నర్ ఈరేటును అలాగే ఉంచుతూ పన్ను విధించబడిన భూమి నికరాదాయం సాలుకు ఎకరానికి 10 రూపాయలకు తక్కువఉన్నపక్షంలో అట్టి భూమిపై నికరాదాయంలో 5వ వంతు పన్నువిధిస్తూ ఆర్డినెన్స్ జారీచేశారు.

తృతీయ ప్రణాళికలో వ్యవసాయ కార్మికులకు భూవసతి

: x :

50 లక్షల మందికి కల్పించడానికి ప్రణాళికా సంఘంచే రు. 40 కోట్లు కేటాయింపు

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి) న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:—

భూవసతిలేని 50 లక్షల మంది వ్యవసాయకార్మికులకు తృతీయ ప్రణాళికాకాలంలో భూమిలభించగలదని అధికారపూర్వకంగా తెలుస్తున్నది. ఇందుకొరకై 40 కోట్ల రూపాయలను ప్రణాళికా సంఘం కేటాయించింది. ఇందుకు సంబంధించిన సవివరమైన పథకం తయారుచేయబడుతున్నది. భూమిని పంచిపెట్టడమే కాకుండా, వారి కుటుంబాలకు ఇండ్లస్థలాలను ఇవ్వడం, వ్యవసాయంలోను, గ్రామీణ పరిశ్రమలలోను వారికి తగినపని కల్పించడంకూడా జరుగుతుంది.

ఈ పథకంలోని కార్యక్రమాల అమలుపై విషయపర్యవేక్షణకుగాను ప్రణాళికాసంఘంలో ఉన్నతాధికారాలుగల ఒకకేంద్రమండలి, ఆదే విధంగా రాష్ట్రాలస్థాయిలోకూడా మండలులు ఏర్పాటు చేయబడుతాయి. కేంద్రమండలిలో ఆహార, వ్యవసాయ, సమాజాభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రణాళికాసంఘం, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వుంటారు.

భూవసతిలేని కార్మికుల స్థితిగతుల పరిశీలనకై ప్రభుత్వం నియమించిన రెండవసంఘం సిఫార్సులు ప్రాతిపదికగా ఈ పథకం రూపొందించబడుతున్నది. భూవసతిలేని కార్మికుల జీవన ప్రమాణంలో ఎట్టి అభివృద్ధి లేకపోగా వారి తలసరి ఆదాయం తగ్గిపోయిందని పరిశీలకసంఘం తెలియజేసింది.

కేవలం ఈ సంఘం సిఫార్సులపైనే ఆధారపడకుండా ప్రణాళికాసంఘం ఈవిషయమై శ్రీ ఆర్. సి. పాటిల్ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని కూడా నియమించింది. ఈ ఉపసంఘం ఇంకా నివేదికను సమర్పించవలసివుంది. అయినప్పటికీ సుమారు 50 లక్షల మందికి లేదా 10 లక్షల కుటుంబాలకు తృతీయ ప్రణాళికా కాలంలో భూవసతి లభించగలదని స్థూలంగా సూచించడం జరిగింది.

ప్రణాళికాసంఘం పథకాన్ని అనుసరించి, ఒక్కొక్క కుటుంబానికి ఇండ్లస్థలాలు కాక ఐదేసి ఎకరాల భూమి లభిస్తుంది. ఇందుకు కావలసిన భూమిని ప్రత్యేకించడం జరిగింది.

ఈ భూమిలో — భూకమతాల గరిష్ట పరిమితి స్థిరీకరణవల్ల 10 లక్షల ఎకరాలు, భూదాన ఉద్యమంవల్ల మరొక పదిలక్షల ఎకరాలు లభిస్తుంది. రాష్ట్రాలలో కొన్నిలక్షలఎకరాల బంజరు భూములు లభించగలవని ఉప్పల్‌కమిటీ సూచించింది. కాని రాష్ట్రప్రభుత్వాలు 30 లక్షల ఎకరాల బంజరులను సాగుబడిక్రిందకు తీసుకొని రావడానికి తమప్రణాళికలలో అవకాశం కల్పించాయి.

మంగళగిరి, ఫిబ్రవరి 5—

మంగళగిరిలో వచ్చే ఏప్రిల్ నెలనుంచిసబ్ ట్రెజరీని ఏర్పాటు చేయుటకు ప్రభుత్వంవారు ఆర్డర్లు పంపినట్లు తగు ఏర్పాట్లు జరుగుచున్నట్లు తెలియవచ్చింది.

కాంగోకు శాంతి పథకం

ఒప్పందానికై అమెరికా, రష్యాల కృషి

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 7:—

కాంగోలో శాంతి సాధనకు ఒక ప్రణాళికను రూపొందించే విషయంలో ఒక ఒప్పందానికి రావడానికిగాను అమెరికా — సోవియట్ యూనియన్‌లు కృషి ప్రారంభించినవి.

భద్రతాసంఘ సమావేశ ప్రారంభ సమయాన వక్తల జాబితాలో ఈక్వెడార్, యుగోస్లేవియా, లిబియా, గినియా ప్రతినిధులుమాత్రమేవున్నారు.

కాంగో విషయంలో "ఏకాభిప్రాయ సాధనకుగాను అమెరికా ప్రపంచ దేశాల అభిప్రాయాలను కనుగొంటున్న"దని శ్రీ స్టీవెన్సన్ అన్నారు.

ఇటువంటి ఏకాభిప్రాయం రూపొందుతున్నదనే తాను విశ్వసిస్తున్నాననీ, అయితే "పట్టు విడుపులుగల ధోరణిని" రష్యావారు అవలంబించడంపైన ఇటువంటి ఏకాభిప్రాయ సాధన చాలావరకు ఆధారపడి వున్నదనీ ఆయన సూచించారు. "సమితిసెక్రెటరీజనరల్ శ్రీహామర్ షెల్డ్ కృషిని ఖండించాలనీ, ఇటీవల ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల సాధనకు వేహకరించాలని అనేక దేశాలవారు తహతహలాడుతున్నట్లు కనుపిస్తున్నది" అని కూడా శ్రీ స్టీవెన్సన్ అన్నారు.

వేర్పేరు కూటాల క్రింద చీలిపోయివున్న కాంగోలీస్ జాతీయ సైన్యం దేశ రాజకీయాలలో పాల్గొనకుండా వుండేటట్లు సమితి చర్య తీసుకోవాలని సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్ షెల్డ్ గతవారంలో విజ్ఞప్తి చేశారు. ఈ సైన్యాలను నిరాయుధం చేయాలని ఆయన ఉద్దేశమై వుంటుందని భావిస్తున్నారు.

నేరుగా లైసెన్సులు పొందే పరిశ్రమలు

కేంద్రంచే జాబితా పునః ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:—

లైసెన్సింగు కమిటీ ప్రమేయం లేకుండా, ఏఏ పరిశ్రమలకు లైసెన్సులు యివ్వవచ్చునో నేడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిశ్రమల జాబితాను పునః ప్రకటించింది. ఇట్టివి 23 ఇంజనీరింగు పరిశ్రమలు 21 ఇంజనీరింగేతర పరిశ్రమలు కలవు.

తృతీయ ప్రణాళికను ఎగుమతి ప్రణాళికగా రూపొందించండి

: x :

పారిశ్రామికవేత్తలకు శ్రీ మనూభాయ్‌షా విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:—

తృతీయ ప్రణాళికను, ఎగుమతి ప్రణాళికగా రూపొందించాలని దేశంలోని పారిశ్రామికవేత్తలకు కేంద్ర పరిశ్రమలమంత్రి శ్రీ మనూభాయ్ షా విజ్ఞప్తిచేశారు.

ఎగుమతులకు ప్రభుత్వంనుండి అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తున్నదని, పారిశ్రామికవేత్తలే ఈ విషయంలో ముందుకు రాలేకపోతున్నారని ఆయన అన్నారు.

ఉత్తర హిందూస్థాన్ వాణిజ్యమండలి 47 వ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ దేశంలో ప్రతి పరిశ్రమకూడా ఎగుమతులను ప్రోత్సహించడం జాతీయబాధ్యతక్రింద పరిగణించవలసి ఉంటుందని శ్రీ మనూభాయ్ షా స్పష్టంచేశారు.

గత సంవత్సరం జాతీయాదాయంలో పరిశ్రమలనుండి లభించే ఆదాయం నిష్పత్తి నూటికి 15 వంతులు పెరిగినదని, వెనుకటి సంవత్సరాలకంటె యిది చాలహెచ్చని ఆయన పేర్కొన్నారు.

పారిశ్రామికోత్పత్తిలో పంజాబు, ఉత్తర ఇండియా ప్రాంతాలు అగ్రశ్రేణిలో ఉన్నవని, కాని వస్తువులనాణ్యం తన కంత సంతృప్తిని కలిగించలేదని విశదంచేశారు.

తృతీయప్రణాళికాకాలంలో సమ్మెలు, లాకౌట్లను నిషేధించాలని వాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీ బిష్వంబర్‌దాసు కపూర్ చేసిన సూచనను ప్రస్తావించి, పరిశ్రమల యజమానులు, కార్మికులు సన్నిహితంగా ఉండి పనిచేయవలసిఉంటుందన్నారు. గత అయిదుసంవత్సరాలుగా పరిశ్రమల యజమానులు, కార్మికులు అన్నివిధాలా న్యాయబద్ధంగానే ప్రవర్తించారని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని శ్రీ మనూభాయ్ షా పేర్కొన్నారు.

దగ్గు నివారించబడును
నా దగ్గు భరింప లేనంత ఎక్కువైంది నేను సరియైన పని చేశాను. గొంతు మరియు గుండె బిళ్లలైన పెప్స్ పిహ కోసం దగ్గరనే నా మందుల వ్యాపారి వద్దకు వెళ్లితిని. ఈ రుచియైన పెప్స్ బిళ్లలను దప్పు రింతుమందగా, నా బాధ పూరాయమైంది.
అందరి కమనకర ఆవిరుల క్రిములను నిర్మూలించినవి. ఇప్పుడు నేను గొంతు మరియు గుండె బిళ్లలైన పెప్స్‌ను ఎల్లప్పుడూ దగ్గిర ఉంచుకొంటున్నాను.
పెప్స్
గొంతు మరియు గుండె బిళ్లలు దగ్గులు, రొమ్ము పడిశెములు, గొంతు నొప్పులు, జలుబులకు. మందుల వ్యాపారులందరి వద్దను దొరకును.
సి. ఇ. ఫుల్‌ఫోర్డ్ (ఇండియా) ప్రైవేట్ లి.,
సోల్ ఏజెంటు: దాదా అండ్ కంపెనీ.
86, తైనియప్ప నాయక్ వీధి, మద్రాసు—3.

బీహార్ ముఖ్యమంత్రిచే బడ్జెటు ప్రతిపాదన

బడ్జెటులో 2.13 కోట్లు లోటు

పాట్నా, ఫిబ్రవరి 7:—

బీహార్ ప్రభుత్వ 1961—62 వ సంవత్సరపు బడ్జెట్ నేటి సాయంకాలం ముఖ్యమంత్రి శ్రీ దీప్‌నారాయణసిన్హా అసెంబ్లీలో ప్రతిపాదించారు. బడ్జెటులో 2.13 కోట్లు లోటువున్నది. ప్రభుత్వ ఆదాయం 146.51 కోట్లు, వ్యయం 148.64 కోట్లు.

ఈ లోటును 1961—62 లోనే పూర్తి చేయగలమని ముఖ్యమంత్రి అన్నారు.

శ్రీ కృష్ణసిన్హా మరణానంతరం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ దీప్‌నారాయన్ సిన్హాను, శాసనసభ ఎన్నుకోలేదుకనుక, ఆయన ఈ బడ్జెటును ప్రతిపాదించడం అశాస్త్రీయమని ప్రతిపక్ష నాయకుడు ఆక్షేపించగా స్పీకర్ దానిని త్రోసిపుచ్చారు. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించడం రాజ్యాంగ బద్ధమేనని స్పీకర్ రాజ్యాంగచట్టం 164 ఆర్టికల్‌ను ఉదహరించారు.

పిమ్మట శ్రీ దీప్‌నారాయన్‌సిన్హా హిందీలో తమ బడ్జెటు ఉపన్యాసాన్ని కొనసాగించారు. హిందీలో బడ్జెట్‌ప్రసంగంజరగడంఇదే తొలిసారి.

"భారతదేశ చరిత్ర" రష్యన్‌భాషలో ప్రకటన

తాష్కెంట్, ఫిబ్రవరి 5:—

పది, పదకొండవ శతాబ్దాలకు చెందిన పండితుడు అల్‌బిరూని వ్రాసిన "భారతదేశచరిత్ర" అను గ్రంథం ప్రప్రథమ పర్యాయంగా అరబిక్ నొసనుండి రష్యన్, ఉజ్బెక్ భాషల్లోకి అనువదించబడింది.

ఉజ్బెక్ జాతీయ ప్రాచ్యవిద్యా సంస్థకు చెందిన శోధకుల బిట్టొకటి, లెనిన్‌గ్రాడ్‌లోని అరబ్బు భాషా పండితుల సహాయంతో యీ అనువాదాను తయారుచేసింది.

దక్షిణభారత హోటెళ్లు, బిస్కత్తుల ఉత్పత్తిదారుల మహాసభ ఫిబ్రవరి 19న రాయపురం, మద్రాసులో శ్రీ డబ్ల్యు జె. ఫెర్నాండెస్ అధ్యక్షతన జరుగును.

వేంకటేశ్వరస్వామి నిలువెత్తు విగ్రహం

మహబూబాబాద్ సమీపాన కనుగొనబడిన ఉదంతం

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి 8:—

మూడు శతాబ్దాలకు ఇంకా పూర్వం నాటిదని భావించబడే వేంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఇక్కడకు సుమారు రెండు మైళ్ళ దూరానగల అనంతారం గ్రామ పొలిమేరలలోని నాలుగు వందల అడుగుల ఎత్తున గల ఒక గుట్టమీద బయటపడింది.

ఈవిగ్రహాన్ని చూడడానికి అశేషంగా భక్తులు వస్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు అక్కడ నిత్యం పూజా పునస్కారాలు ఏర్పాటు చేశారు. ఆవిగ్రహంలో కళానిపుణత, దైవత్వం తొణికిస లాడుతూ వున్నవి. విగ్రహం శాస్త్రీయ పద్ధతిని రూపొందించ బడినట్లు కనిపిస్తుంది. నాల్గు చేతులు ఉన్నవి. శంఖం, చక్రం, గద, పద్మం చేతులలో ఉన్నవి. ఒకవైపు అలమేలు మంగమ్మ మరిఒక వంక పద్మావతీ దేవి ఉన్నారు.

ఆవిగ్రహం ఉన్న స్థలానికి పాదచారులైమాత్రమే వెళ్ళవలసి ఉన్నప్పటికీ గత ఆరు వారలుగా ప్రజలు కష్ట నిష్ఠూరాలకు లెక్కగొనకయే వెడుతున్నారు. కొండ మీదకు మెట్లు బాగు చేశారు.

స్థానిక మార్వారీలు కొందరు, అందులో ప్రధానంగా శ్రీ కె. బాల్‌కిసెన్ అక్కడ పూజా ఏర్పాట్లు అత్యంత శ్రద్ధా భక్తులతో చేస్తున్నారు.

ఆప్రాంతంలో కాకతీయులనాటిదని భావిస్తున్న ఒక "కోనేరు"ను తిరిగి త్రవ్వుతూ ఉన్నారు.

శిథిలమైన దేవాలయాన్ని పునరుద్ధారించాలనే భావం ప్రజలలో మొలకెత్తింది.

జనాభాలెక్కల సేకరణపై బహుళ ప్రచారావశ్యకత

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి 5:—

జనాభా లెక్కల ప్రాముఖ్యాన్ని గురించి నాటకాలు, గేయాలు ద్వారా బహుళ ప్రచారం చేయవలసిన అవశ్యకతను గురించి అన్ని డివిజనల్ జనాభా లెక్కల సేకరణ ఆఫీసరులకు సెన్‌సెస్ ఆపరేషన్ సూపరింటెండెంటు శ్రీ ఏ. చంద్రశేఖర్ సూచించారని తెలుస్తున్నది.

గృహనిర్వహణ సాహిత్య సృష్టి

చర్చించడానికి సదస్సు ఏర్పాటుచేయాలని డాక్టర్ సుబ్బరాయన్ సూచన

కోయంబత్తూరు, ఫిబ్రవరి 6 :—

దేశపరిస్థితులకు అనుగుణంగా, గృహనిర్వహణకు సంబంధించిన సాహిత్యాన్ని రూపొందించే విషయాన్ని చర్చించడానికై ఒక అఖిలభారత సదస్సును ఏర్పాటుచేయాలని, కేంద్ర రవాణా శాఖామంత్రి శ్రీ డాక్టర్ పి. సుబ్బరాయన్ నేడిక్కడ అవినాశలింగం గృహనిర్వహణ శాస్త్ర కళాశాలలో గృహనిర్వహణ సాహిత్యోత్పత్తి కేంద్రానికి ప్రారంభోత్సవం జరుపుతూ సూచించారు.

ఈనాడు గృహనిర్వహణకు సంబంధించిన సాహిత్యాన్ని ఉత్పత్తిచేయడంలో అమెరికా ముందంజవేసిందనీ, మనం దేశ పరిస్థితులకు అనుగుణంగా అట్టి సాహిత్యాన్ని మనం అనువదించి అనువర్తింపచేసుకోడానికి యత్నించాలనీ, డాక్టర్ సుబ్బరాయన్ సలహానిచ్చారు.

హైదరాబాద్ - శ్రీశైలం తిరుగుప్రయాణం టిక్కెట్లు

రాష్ట్రరోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ జారీచేయగలదట

హైదరాబాద్, ఫిబ్రవరి 7:—

హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ట్రాన్సుపోర్ట్ కార్పొరేషన్ ఒక్కొక్క ప్రయాణికునికి (పెద్దవారికి) 20 రూపాయల ఛార్జీతో తిరుగు ప్రయాణం టిక్కెట్లను జారిచేస్తున్నదని సమాచార ప్రజాసంబంధాలశాఖ వెలువరించిన పత్రికా ప్రకటన వలన తెలుస్తున్నది. శ్రీశైలంనుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది.

హైద్రాబాద్‌లో ఠాగూరు శతజయంత్యుత్సవాలు

మే 11 వ తేదీన ఉపరాష్ట్రపతిచే ప్రారంభోత్సవం

హైదరాబాద్, ఫిబ్రవరి 7:—

ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మే 11 వ తేదీన హైదరాబాద్‌లో రవీంద్ర కవీంద్రుని శత జయంత్యుత్సవాలను లాంఛనప్రాయంగా, ప్రారంభిస్తారు.

రాష్ట్రమంతటా రవీంద్రుని జయంత్యుత్సవాలు జరపడానికి ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. వీటిని నిర్వహించడానికి ఇటీవల ముఖ్యమంత్రి ఆధ్యక్షతను ఒక సన్నాహక సంఘం ఏర్పడినట్లు పాఠకులకు విదితమే. కమిటీ కార్యదర్శి శ్రీ డి. రామానుజరావు త్వరలో నేడు కార్యక్రమాల వివరాలను గురించి ఒక ప్రకటన వెలువడగలదని తెలియజేశారు

గ్లోరియా
మీ ముఖానికి కాంతిని, శ్వేతదనాన్ని, అందాన్ని తెచ్చును
అన్ని షాపులలోను దొరకును
జనితా ప్రొడక్ట్సు, ఏలూరు, ఆంధ్ర

పాదముల దురద చర్మము దురద
మీ చర్మము యొక్క దురద, మంట మీకు పూర్తిగా అశాంతి కలిగించుచున్నదా? మీ చర్మము పగిలి, రక్తము కారుచున్నదా? పాదముల వేళ్లసందున పగుళ్ళు ఏర్పడినవా? అగ్గిపొక్కులు ఉంకనూ హెచ్చుచున్నవా? ఇట్టి చర్మ వ్యాధులను కలిగించు క్రిమి వేర్వేరు విధములలో వ్యవహరించ బడుచున్నది. మీ చర్మ వ్యాధుల పూర్తిగా తొలగుటకు అందుకు కారణభూతమునైన క్రిమి సంపత్తిని పశించ జేయవలయును. శాస్త్రీయముగా తయారైన నిక్సోడెర్మ్ (NIXODERM) తో మొదటి పూతకే దురదతగ్గి, క్రమముగా దెబ్బతిన్న చర్మము యధా ప్రకారముగా మృదువై శుభ్రపడును. నిక్సోడెర్మ్ (NIXODERM) అద్భుత ముగా దురదను పోగొట్టి, కాళ్ళ పగుళ్ళు మాన్పుటకు తోడ్పడి తదితర గజ్జి, మొటిమలు, చీమ, పుండ్లు, తామర మొదలగు శారీరక చర్మ వ్యాధులనుగూడ నయము చేయును. మీకు పూర్తిగా గుణమివ్వని, సంతృప్తి పరచని నిక్సోడెర్మ్ (NIXODERM)ను వేరే మీ సొమ్ము వాపసు పొందుడు.

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

కుంకలమర్రు పంచాయతీ

బాపట్ల తాలూకా కుంకలమర్రు పంచాయితీ ఈ దిగువ వ్రాయబడిన వాటికి టెండర్లు ఈ దిగువ సంతకము చేసిన వారికి ది. 16—2—61 సాయంత్రము 5 గం. లోగా అందజేయ వలయును. ది. 17—2—61 వుదయం 8 గం.టలకు సదరు టెండర్లు తెరువబడును. డిపాజిటు చెల్లించి, టెండరులతో జతపరచవలయును. వివరములు ఆఫీసు వేళలలో వచ్చి తెలుసుకొనవలయును.

1. వాకలిబజారు గ్రావెల్ వేయుట
ఎస్టిమేటు రూ. 1300
డిపాజిట్టు రూ. 65
2. దేవాలయం బజారు గ్రావెల్ వేయుట
ఎస్టిమేటు రూ. 1650
డిపాజిట్టు రూ. 82—50
3. చినబజారు మట్టిపని
ఎస్టిమేటు రూ. 1700
డిపాజిట్టు రూ. 85
4. బడుగు సత్యానందం యిల్లు నుండి సై. సుబ్బారాయుడు కొట్టంవరకు మట్టిపని
ఎస్టిమేటు రు. 620
డిపాజిట్టు రు. 35—25

ప్రెసిడెంటు.

కావలెను

పేరొందిన మా జంపకానాలకు, పక్కారంగు దుప్పట్లకు చిల్లర ఆర్డర్లు సంపాదించడానికి సమర్థులైన కమీషను ఏజంట్లు కావలెను. వివరములకు : జైహింద్ కార్పెట్ ఎంపోరియం, పి. ఒ. భవానీ, వయా ఈరోడ్డు

కావలెను

ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్సుప్రెస్, సన్‌డే స్టాండర్డు, ఆంధ్రప్రభ వారపత్రికలు స్వీయ తమ స్వంత బాధ్యత మీద దిగువచోట్ల అమ్మడానికి ఏజంట్లు కావలెను.

1. జడ్‌చర్ల, 2. నగర్ కర్నూలు, 3. ఎం. బీదర్ 4. సిరిసిల్ల, 5.పాడేరు, 6.గుణుపురం, 7. కాపవరపుకోట, 8. కనిగిరి,

సర్క్యులేషను మేనేజరు
ఆంధ్రప్రభ, విజయవాడ.

ప్రకటన

ఉండి పంచాయతీ

ఉండి పంచాయితీ తాలూకు మంగళవారపు మార్కెట్టు, రోజువారి మార్కెట్టు, కార్టు స్టాండు, స్లాటర్‌హవుస్‌లలో 1961—62 సంవత్సరమునకు రుసుము వసూలుచేయు హక్కును ది 16—2—1961 సం. తేది గురువారం మధ్యాహ్నం 2 గంటలు అగాయితు పంచాయితీ ఆఫీసులో బహిరంగవేలము వేయబడును. సదరు వేలము షరతులు, వగైరాలు పంచాయితీఆఫీసు పనిచేయు వేళలందు తెలుసు కొనవచ్చును.

(సం) కె. లక్ష్మీపతిరావు, కార్యనిర్వాహాధికారి.

సవరణ

పెదకళ్లేపల్లి గ్రామ పంచాయతీ

3—2—61వ తేదీ ఆంధ్రప్రభ దినపత్రిక 2వ పేజీ మొదటికాలంలో ప్రచురింపబడిన పైప్రకటనలో టెండర్లు తీసుకొనబడు తేది 15—1—61 బదులు 15—2—61 గాను, కంట్రాక్టర్ల రిజిస్ట్రేషను రుసుము రు 25—లు బదులు రు 5— గాను చదువుకొనవలెను.

టెండరు నోటీసు

1960—61 సంవత్సరమునకు గుంటూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలకు సైన్సు సామగ్రి సప్లయి చేయుటకు ది. 20—2—61 సాయంత్రము 4 గంటలవరకు సీలువేసిన టెండర్లు, గుంటూరు జిల్లాపరిషత్ ఆఫీసులో తీసుకొనబడును.

టెండరు ఫారము, షరతులకొరకై రు. 2 లు గుంటూరు జిల్లాపరిషత్‌వారికి చలానాద్వారా చెల్లించి జిల్లాపరిషత్ పనిచేయు కాలములో పొందవచ్చును.

(సం.) యస్. యస్. ప్రకాశరావు,
డిప్యూటీ సెక్రటరి.

రేడియో

శుక్రవారం, ఫిబ్రవరి 10
శక 1882 మాఘ 21

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని. 7—00 తెలుగులో వార్తలు, 7—15 జగ్గయ్యపేట ఖాసిం సాహెబ్ : బ్యాండు వాద్యం, 7—40 గాంధీకథ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 శకుంతలా రామన్, పి. పాండురంగరాజు: వయొలిన్, కె. హనుమంతరావు : మృదంగం, ఎ. గోపాలం : ఘటం (విజయవాడనుండి రిలే), మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమం (విజయవాడనుండి రిలే), 1—00 మహిళా సమాజం, 1—30 ఖయ్యామ్‌పాటికర్‌భావే : హిందుస్థానీ శాస్త్రీయ సంగీత్, 1—50 తెలుగులో వార్తలు, 2—00 షేక్‌దావూద్ : అజ్మన్, 2—10 ఉర్దూలో వార్తలు, 2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ), 2—30 వాతావరణ సూచన, 3—45 మాధ్యమిక పాఠశాలలకు (విజయవాడనుండి రిలే), సాయంత్రం 5—15 నాట్యాభినయం, ధారారామనాథశాస్త్రి (విజయవాడనుండి రిలే), 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 మరాఠీ శ్రోతలకు, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గాంధీకథ (ఉర్దూ), 7—30 వేమూరి కృష్ణమూర్తి, మాయూరం వి. ఆర్. గోవిందరాజపిళ్లె : వయొలిన్, సి. ఎస్. మురుగభూపతి : మృదంగం (విజయవాడనుండి రిలే), 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 9—30 ఉషాపరిణయం కూచిపూడి యక్షగానం (విజయవాడనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం 12—30 హైదరాబాద్ ఎ వలె, 1—00 టి. బృంద, టి. ముక్త, పి. కుప్పుస్వామి : వయొలిన్, గురువాయూర్‌దొరై : మృదంగం, 1—50 హైదరాబాద్ ఎ వలె, 2—00 ఎన్. ఎస్. శ్రీనివాసన్ : వేణువు, ఎన్. ఎస్. శర్మ : వయొలిన్, వి. ఎస్. లక్ష్మీనారాయణ : మృదంగం, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రం 5—15 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగు వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 భక్తిమకరంద్, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 జగ్గయ్యపేట ఖాసిం సాహెబ్ : బ్యాండు వాద్యం, 7—40 గాంధీకథ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 శకుంతలారామన్, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 జగ్గయ్యపేట ఖాసిం సాహెబ్ : బ్యాండు వాద్యం, 1—30 వరవిక్రయం (6—వ భాగం), 1—50 తెలుగులో వార్తలు, 3—30 ఫిల్మ్ సంగీతం, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, 4—15 వాతావరణ సూచన, సాయంత్రం 5—15 నాట్యాభినయం, సమర్పణ : ధారా రామనాథ శాస్త్రి, 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 వేమూరి కృష్ణమూర్తి, మాయూరం వి. ఆర్. గోవిందరాజపిళ్లె : వయొలిన్, రామనాథపురం సి. ఎస్. మురుగభూపతి : మృదంగం, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 త్యాగరాజ కృతి సమారాధనయం, 9—30 ఉషాపరిణయం కూచిపూడి యక్షగానం, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళమున వార్తలు, 7—30 వాద్యగాన స్రష్ట (తిరుచ్చినుండి రిలే), 7—55 వాద్య సంగీతం, 8—00 మధురగీతం, మధ్యాహ్నం 1—00 కదంబం, 1—30 గానమంజరి, 1—40 హిందీలో వార్తలు, 1—50 గీత మంజరి, 2—00 తమిళమున వార్తలు, 2—40 వాతావరణ సూచన, సాయంత్రం 5—30 వాద్యబృందం (విజయవాడనుండి రిలే), 6—00 భజన్, 9—30 తమిళమున వార్తలు, 7—30 వేదమూర్తి కృష్ణమూర్తి (విజయవాడనుండి రిలే), 9—00 వాద్యగోష్ఠి, 9—15 సింగార ఖైతై, పలనికొండ జాతులవారి సంగీతం, 9—30 ఉషాపరిణయం కూచిపూడి యక్షగానం (విజయవాడనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆంగ్లమున వార్తలు, మధ్యాహ్నం 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 మాదర్ నిగ్సి, స్త్రీలకు, 1—30 ఆంగ్లమున వార్తలు, 1—40 గాన మంజరి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సాయంత్రము 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము) 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 జి. సుబ్బలక్ష్మి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతమాల, 7—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 పాశ్చాత్య సంగీతం, 10—30 ప్రసార సమాప్తి.

మంగళగిరిలోని సర్కిల్ ఇనస్పెక్టర్ ఆఫీసు మూసివేత

(మన విలేఖరి)

మంగళగిరి ఫిబ్రవరి 5:— మద్య నిషేధశాఖ పోలీసునుంచి వేరు చేసిన ఫలితంగా ఖుప్పటున్న, పోలీసుసర్కిల్ ఇనస్పెక్టరు ఆఫీసు మూసివేయుటకు ప్రభుత్వంవారు ఆర్డర్లు పంపిరి. జనవరి ఆఖరుతో సర్కిల్ ఆఫీసు వేయబడుచున్నది.

గ్రంథాల కొనుగోలు వ్యవహారం

శ్రీ పాటూరి నాగభూషణం వివరణ

విజయవాడ, ఫిబ్రవరి 7:— ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ కార్యదర్శి శ్రీ పాటూరి నాగభూషణంగారు ఇలా ప్రకటించినారు: "గ్రంథాలయమునకు అవసరమైన పుస్తకాలను ఆధునిక అభివృద్ధికి ... ఫలం కలిగించదని చెప్పవచ్చు. లోకల్ లైబ్రరీ అధికారులు ప్రచురణకర్తలనుండి ... లోను అవలంబిస్తున్న విధానాల్ని గమనించి ... పునర్విచారించాలి ... ప్రచురణకర్తలనుండి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధానం కొంతవరకు సంతోషదాయకమైనది.

విశాఖపట్నం లోకల్ లైబ్రరీ అధికారులు 1960—61 సం. లో తాము కొనదలచిన పుస్తకాలను సప్లై చేయువారికి విధించిన షరతులలో విచిత్రమైన షరతు ఒకదానిని లోకం దృష్టికి తేవలసియున్నది.

"ఒక ప్రచురణకర్త పుస్తకాలు వినిమయం ద్వారా సంపాదించిన మరొక ప్రచురణకర్త హెచ్చు కమీషను ఇస్తానని సూచించే పక్షంలో, ఆపుస్తకాలను ఆయననుండి తెప్పించుకొని అసలు ప్రచురణకర్త సప్లయిచేసిన పుస్తకాలను కారణం చెప్పకుండా త్రిప్పి పంపుతారట" ఇంతకంటె అక్రమం మరొకటి యుండబోదు. పుస్తకాలవినిమయ విధానం మూలంగా పుస్తకాలవ్యాపారంలో బయలుదేరిన అవకతవకలెన్నో యున్నవి. దీనిని లోకల్ లైబ్రరీ అధికారులు ప్రోత్సహించడం ఏమాత్రము సబబు కాదు. ఉత్తమగ్రంథాల వ్యాప్తికి పద్ధతి గొడ్డలిపెట్టుగా పరిణమించు దనుట నిస్సంశయము. కనుక ఈలాటి షరతుల నెవ్వరుగాని విధించకుండా గ్రంథాలయాల డైరెక్టరు జాగ్రత తీసుకొనుచుండగలరని ఆశిస్తున్నాను."

శ్రీ కోరాడకు కనకాభిషేకం

కాకినాడ, ఫిబ్రవరి 6:— 1960 లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ నాట్య పోటీలలో ప్రథమ అవార్డు పొందిన శ్రీ కోరాడ నరసింహారావుగారికి స్థానిక ఆంధ్ర సేవా సంఘ భవనంలో కనకాభిషేక మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం ఆంధ్ర సేవాసంఘ ఆధ్వర్యమున జిల్లాకలెక్టరు శ్రీ బి. ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యదర్శి శ్రీ చాగంటి కృష్ణమూర్తి అతిథులకు స్వాగతం చెప్పిరి.

సంఘాధ్యక్షులు శ్రీ పైడా వెంకటనారాయణ, ఎం. ఎల్. సి. పరిచయవాక్యములు పలికిరి. పారిస్‌లో శ్రీ కోరాడవారి నాట్యప్రతిభ కు అందరు మెచ్చుకొన్నారు. అధ్యక్షుల తొలిపలుకు అనంతరం వేదపఠనం జరిగింది. పిమ్మట శ్రీ కోరాడవారికి శాస్త్రోక్తంగా కనకాభిషేకం జరిగింది. నూరుబంగారు పూవులు శ్రీ కోరాడవారి శిరస్సుపై నుంచి ఉదకముతో కనకాభిషేకంచేసిరి. శ్రీ కోరాడవారికి వందన తాంబూలములు, నూతన వస్త్రములు యిచ్చి సన్మానపత్రము వెండి పేటికనుంచిలోనుంచి సమర్పించిరి.

ఆంధ్రసేవాసంఘం తరఫున శ్రీ బచ్చు నారాయణరావు, పెండ్యపోరం తరఫున శ్రీ పన్నాడ సుబ్బారావు, విద్యార్థి సమాజం తరఫున శ్రీమతి వేముగంటి పాపాయమ్మ, మద్రాసు ఫెడరేషన్ తరఫున శ్రీ జి. బ్రహ్మాజీ, ఆంధ్ర కళాపరిషత్ తరఫున కళాదర్శక రమణ శ్రీ కోరాడవారికి సన్మానపత్రములు చదివి సమర్పించిరి. శ్రీయుతులు పాలెపు వెంకటరత్నం, పాలపర్తి వెంకట్రావుగార్లు శ్రీ కోరాడవారిని ప్రశంసిస్తూ తాము రచించిన పద్యములు చదివిరి.

శ్రీ బి. వి. నరసింహారావుగారు శ్రీ కోరాడ వారి చరిత్రగూర్చి వారి నాట్యశిక్షణగూర్చి విపులంగా ప్రసంగించిరి.

శ్రీ కోరాడవారు కళ రసాత్మకమైనదని చెప్పుచూ భారతీయుకళలు వాటి వ్యత్యాసాలగూర్చి సుదీర్ఘంగా చెప్పి కూచిపూడి నాట్య విశిష్టత తెల్పిరి.

వివిధ దేశములలో వారు యిచ్చిన ప్రదర్శనలగూర్చి వారి అనుభవాలగూర్చి చెప్పి ప్రపంచంలో కూచిపూడి నాట్యం ఉత్కృష్టమైనదని పలికి తమకు జరిగిన యీ కనకాభిషేకమునకు కృతజ్ఞత చెప్పిరి.

కుమారి గీత నాట్యంచేసి సభికులను ఆనంద పరచినది. శ్రీ బి. వి. నరసింహారావుగారిని, కోరాడ నరసింహారావుగారిని ఆంధ్రసేవాసంఘ గౌరవ యావజ్జీవసభ్యులుగా చేర్చుకున్నట్లు ప్రకటింబడినది.

శిల్పి అచ్యుతంగారి కళానైపుణ్యమునకు వారికి కలెక్టరుగారిచే రజతపాత్ర బహూకరింపబడినది. కుమారి గీతకు శ్రీమతి సుగుణ ప్రతాపరెడ్డి గారిచే రజతపాత్ర బహూకరింపబడినది. (మ.వి.)

రాజమండ్రి లలిత కళానికేతన్‌వారు శ్రీ కోరాడ నరసింహారావును సన్మానించినప్పటి చిత్రం.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ అమ్మితులూరు పంపిత్తు శెట్టి, ఏలూరు	5—10
శ్రీ రాయని లక్ష్మీనారాయణ, అంతిడి	5—00
శ్రీ ఎ. వి. కృష్ణారావు, గుడివాడ	5—00
శ్రీ రామిరెడ్డి సుబ్బారెడ్డి, రాయపాడు	5—00
శ్రీ సుబ్బారావు గోపాలం, శ్రీకాకుళం	5—00
శ్రీ వి. రామమనోహర్, హైదరాబాద్	5—00
శ్రీ యం. రామారావు, చిన్నపేట	5—00
శ్రీ యస్. విశ్వనాథం, అనంతపురం	5—00
శ్రీ ఎ. అప్పలకొండ, అనకాపల్లి	5—00
శ్రీ పి. లింగయ్య, సంతినాయ	5—00
రూ. 2—00 విరాళమిచ్చినవారు.	
ఎ. వాగేశ్వరరావు.	
రూ. 1—00 విరాళమిచ్చినవారు.	
దాసం మునులయ్య, గారపాటి వెంకట్యాలరావు, అలమూరి శ్రీరామమూర్తి, సత్తి సత్తిరెడ్డి, జి. సుధాకర్, జి. రామచంద్రయ్య, సంతల సూర్యారావు 0—25.	
నిన్నటివరకు వసూలైనది మొత్తం రూ.	1,38,853—82
వెరసి రూ.	1,38,912—17

ప్రయివేటు ఎలక్ట్రికల్ వర్కర్ల సభ

(మన విలేఖరి)

ఏలూరు, ఫిబ్రవరి 6:— ఏలూరు పట్నణ, తాలూకా ప్రయివేటు ఎలక్ట్రికల్ వర్కర్ల ప్రథమ వార్షికోత్సవం ఇటీవల యూనియన్ ఆఫీసులో జరిగినది. వార్షికోత్సవానికి వివిధ జిల్లాలనుండి ప్రతినిధులుకూడ హాజరయ్యారు.

స్థానిక కళాక్షేత్రం హాలులో అసెంబ్లీ సభ్యులు శ్రీ యస్. కె. వి. కృష్ణావతారంగారి అధ్యక్షత క్రింద బహిరంగ సభ జరిగింది. సభను స్థానిక జ్యూటుమిల్లు చీఫ్ ఇంజనీయరు శ్రీ సి. సూర్యనారాయణగారు ప్రారంభించారు.

పార్లమెంటు సభ్యులు శ్రీ ఉద్దరాజు రామంగారు మాట్లాడుతూ భారత దేశం పారిశ్రామికంగాను, విద్యుచ్ఛక్తి ఉత్పత్తిలోను, దాని వినియోగములోను ఎంత వెనుకబడియున్నదో వివరించారు.

ఏలూరు మునిసిపల్ వైస్ ఛైర్మన్ శ్రీరంగా వేంకటప్పయ్య బెజవాడ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బి. దుర్గారావు, శ్రీ అయ్యగారి రాఘవయ్య, శ్రీ రఘునాథరావుగార్లు కూడా ప్రసంగించారు.

సభకు అధ్యక్షత వహించిన శ్రీ కృష్ణావతారంగారు మాట్లాడుతూ దేశాభ్యున్నతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత అవసరమో వివరించారు.

తరువాత జరిగిన అవరణలో బెజవాడ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బి. దుర్గారావుగారి అధ్యక్షత క్రింద ప్రతినిధుల సమావేశమై ఈ క్రింది తీర్మానములను ఆంగీకరిస్తూ తీర్మానించారు.

ప్రయివేటు ఎలక్ట్రికల్ పనివారలకు సంబంధించిన ప్రతి పని క్వాలిఫైడ్‌వైర్‌మెన్‌కు ఆరు రూపాయలకు మించకుండా లైసెన్సు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ క్రిందివారిని ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రయివేటు ఎలక్ట్రికల్‌వర్కర్ల అసోసియేషన్‌కు కార్యవర్గం ఎన్నుకుంటూ తీర్మానించబడింది.

అధ్యక్షులు: శ్రీ బి. దుర్గారావు (బెజవాడ) శ్రీ యస్. వి. రాఘవరావు (గుడివాడ) ఉపాధ్యక్షులు: శ్రీ కుంటం సాల్మన్ (ఏలూరు) కార్యదర్శి, శ్రీ ఆర్. వి. యం. నరసింహారావు (గుంటూరు) సహాయ కార్యదర్శి: శ్రీ నలాది లక్ష్మణరావు (ఏలూరు) కోశాధికారి.

పాయకరావుపేట సమితిప్రాంతంలో దుస్సంఘటన

యలమంచిలి, ఫిబ్రవరి 4:— పాయకరావుపేట పంచాయితీసమితిలో సోషల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజరుగా పనిచేస్తున్న శ్రీ లింగం అను యువకుడు జనవరి 31న మాఘ పౌర్ణమికి, అచ్చటకు 6 మైళ్ల దూరానగల పెంటకోటరేవునకు తోడి స్నేహితులతో సముద్రస్నానానికి వెళ్లి సముద్రంలో యీదుతుండగా, ఒక కెరటం లోనికి లాగిన కారణాన మునిగి చనిపోయెనని ఇప్పుడు సమాచారం అందింది.

నాల్గురోజుల తర్వాత, అచ్చటకు పదిమైళ్ల యివతల పెంటనాడ రేవునందు శవము కనుగొనబడింది. శవపంచాయితీ అయిన తర్వాత బంధువులకు అప్పగించారు.

వీరు గుంటూరుజిల్లా రేపల్లి కాపురస్థుడని, అవివాహితుడై బి.ఏ. ప్యాసయిన యువకుడని, తెలియుచున్నది.

సమాజాభివృద్ధిలో ఐచ్ఛిక సంస్థలపాత్ర

'లోకకార్యక్షేత్రాల'పై సదస్సులో గవర్నర్ సవార్ ఉద్బోధ

సంగారెడ్డి, ఫిబ్రవరి 7:— సమాజాభివృద్ధిలో ఐచ్ఛిక సంస్థలను నిర్వహించవలసిన ప్రధాన పాత్రను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ భీమసేన్ సచార్ నేడిక్కడ లోకకార్యక్షేత్రాల సమస్యలను చర్చించడానికి ఏర్పాటు చేయబడిన అఖిలభారత సదస్సులో ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు. ఐచ్ఛిక సంస్థలలో పనిచేసే వ్యక్తుల నచ్చీలాన్ని, చిత్తశుద్ధిని పెంపొందించు కొనవలసిన ఆవశ్యకతను ఆయన వివరించారు.

శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

బందరు, ఫిబ్రవరి 5:— కళాభిమానులు, శ్రీ సరస్వతీకళాసమితి యాజమాన్యమున శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవములు జరుపుకున్నారు. మొదటినాటి సభకు శ్రీ జె. ఎన్. న్యాయమూర్తి జిల్లా జడ్జి, అధ్యక్షత వహించారు.

శ్రీ త్రిదండి రామానంద భారతీస్వాములు శ్రీ కుర్తాళం సిద్ధేశ్వరపీఠాధిపతులు ఆశీర్వాదాలు పురస్సరముగా కార్యక్రమము ప్రారంభించారు. శ్రీ కాశీనాథుని పూర్ణమల్లికార్జునుడు త్యాగరాజ స్వామివారి జీవిత ప్రాశస్త్యముగూర్చి ప్రశంసించారు. మొదటినాడు రెండు కచ్చేరీలు జరిగినవి. కుమారి అద్దేపల్లి జయలక్ష్మి, శ్రీ సుసర్ల శివరాం, లంకా గాయత్రి, రెండవనాడు తెనాలి వాస్తవ్యులు శ్రీ ముడుకుళ్ల సదాశివశాస్త్రి త్యాగరాజ చరిత్ర హరికథాగానము చేశారు. ఈ రెండు రోజులు ప్రక్కవాయిద్యములు శ్రీ సుసర్ల దినలక్ష్మీనరసింహశాస్త్రి, ఫిడేలు, శ్రీ కొమ్ము లక్ష్మీనరసింహశాస్త్రి మృదంగం.

శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు, (ఎ. ఐ. ఆర్. విజయవాడ) గాత్రపాట శ్రీ అన్నావఝుల రామస్వామి ఫిడేలు, శ్రీ దండమూడి రామమోహనరావు మృదంగం శ్రీ తుమ్మడి వెంకటసుబ్బయ్య కంజిరి.

శాసనసభ్యుడు శ్రీ గోపాలరావు కాంగ్రెసులో ప్రవేశం

(మన విలేఖరి)

కాకినాడ, ఫిబ్రవరి 5:— కాకినాడ పురప్రముఖులు, శాసనసభ్యుడు శ్రీ డి. గోపాలరావు కాంగ్రెసులో కార్యకర్త సభ్యుడుగా చేరారు.

బందరులో కౌముదీ మహోత్సవం

బందరు, ఫిబ్రవరి 6:— శ్రీ దరబాబు—హిందూ కళాశాలలో లెక్చరరు గారి ఆహ్వానంపై వారి 'సాధనా కుటీరములో' కళాకారుల సమావేశం జరిగింది.

కవిపాదుషా, పువ్వాడ, శేషగిరిరావు, శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి, శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు స్వీయకవిత పఠించారు. శ్రీ భావరాజు నరసింహారావు చక్కని వ్యాసం చదివారు. శ్రీ జొన్నలగడ్డ సీతారామశాస్త్రి శ్రీకృష్ణరాయబారమునుండి పద్యాలు పాడారు. వాద్యసంగీతం—సాధ్‌గారు అనబడే శ్రీ హనుమకొండ వెంకట్రామయ్య, హార్మోనియం, శ్రీ తిరువెంకటాచార్యులు వీణ, ఫిడేలు వాయించారు. శ్రీ లంక శంకరంగాత్ర, సంగీతం వినిపించారు. శ్రీ కోట నరసింహం శ్రీ సర్వా సుబ్రహ్మణ్యశాస్త్రి మంగళ శ్లోకములు చదువగా సభ ముగిసింది.

మాఘపూర్ణిమనాడు పండువెన్నెలలో జరిగిన ఈ కార్యక్రమము ఆహ్లాదకరముగా ముగిసింది.

శ్రీ రామ నరసింహకవుల సన్మానం

బందరు, ఫిబ్రవరి 5:— శ్రీరామ నరసింహకవుల సన్మానం బందరులో జరిగింది.

పై కవులలో శ్రీ నరసింహమూర్తి వారి షష్టిపూర్తి సందర్భమున శ్రీ భారతసమితి సభ్యులు ఇటీవల బందరు పురమందిరములో సన్మానము జరిపి 'శాల్వ' బహూకరించారు. కవులిద్దరూ నవనటంకరించారు. శ్రీ కేకుమళ్ళ రామచంద్రరావు అధ్యక్షతవహించారు. భారతీ సమితి కార్యదర్శి శ్రీ కోగంటి దుర్గామల్లికార్జునరావు సభ ఉపక్రమణ, ఉపసంహారాలు జరిపారు. కవిగార్ని వారి పాండితీప్రకర్షనూ అభినందిస్తూ శ్రీ చిట్టా బాలకృష్ణశాస్త్రి, శ్రీ గురుజాడ రాఘవశర్మ, శ్రీ కొడాలి ఆంజనేయులు, శ్రీ చిట్టారామకృష్ణారావు, శ్రీ సింగలి నరసింహారావు, శ్రీరాంవీరబ్రహ్మకవి శ్రీఅయినంపూడి గురునాథరావు (సభ్యులు) ప్రసంగించారు.

శ్రీ నరసింహమూర్తి కృతజ్ఞత తెల్పుతూ భాగవతమునుండి కొన్ని ఘట్టాలు వినిపించారు.

అయినంపూడి డ్రెయిన్‌పై వంతెన

శ్రీ పి. వి. రత్నంచే శంకుస్థాపన

పెదముత్తేవి, ఫిబ్రవరి 6:— దివితాలూకా పెదముత్తేవి గ్రామంలో అయినంపూడి డ్రెయిన్‌పై వంతెన నిర్మాణం చేయుటకు ఇటీవల డిప్యూటీ డెవలప్‌మెంట్ కమీషనరు శ్రీ పి.వి. రత్నం శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు.

గ్రామపెద్దరైతు శ్రీ అడ్డుమిల్లి కోటయ్యగారి యాజమాన్యాన పండితాది వేదరైతుల సమక్షంలో వేదోక్తంగా కార్యక్రమము జరిగినది. జిల్లాపరిషత్తు డెప్యూటీ సెక్రటరీ చివి సత్యనారాయణగారి అధ్యక్షతన బహిరంగసభ జరిగినది.

హోమియో విధానంపై మండలి అభిప్రాయం

డాక్టర్ మిశ్రా ఖండన

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6:— భారతదేశంలో హోమియోపతీ విధానాన్ని పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుద్వారా మాత్రమే అభివృద్ధి చేయాలని 1958 లో అఖిలభారత వైద్య మండలి చేసిన సూచనను డాక్టర్ ఆర్. పి. మిశ్రా విమర్శించారు.

హోమియోపతీ ఆయుర్వేదం లేక యునానీ విధానంలో వైద్య వృత్తిని అవలంబించాలనుకునే వ్యక్తి ముందుగా అలోపతీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని వైద్యమండలి అభిప్రాయమనీ, తన అధిక్యతను నిలబెట్టుకోవాలని మండలి ఈ అభిప్రాయాన్ని కలిగి ఉందని డాక్టర్ మిశ్రా వివరించారు.

ఆంధ్రా హోమియోపతీ చతుర్థ సమావేశానికి మొన్నటి శుక్రవారం డాక్టర్ మిశ్రా అధ్యక్షత వహించారు. వైద్య మండలి తన అభిప్రాయాన్ని మార్చుకోవాలనీ, ఇప్పుడు దేశంలో ఉన్న ఎనభైవేలమంది అలోపతీ డాక్టర్లు, నలభైకోట్లమంది భారతీయుల ఆరోగ్య అవసరాలను తీర్చలేదనీ, అసలు అలోపతీ విధానం శాస్త్రీయ విధానం కాదనీ ఈవిధానం వలన రోగోపశమనం మాత్రం జరుగుతుందనీ, హోమియో ఆయుర్వేద విధానాలు రోగాలను నిర్మూలించగల వనీ డాక్టర్ మిశ్రా చెప్పారు.

కోస్తా ప్రాంతాలనుంచి దాదాపు 150 మంది ప్రతినిధులు హాజరయారు.

డాక్టర్ పి. యస్. కృష్ణమూర్తి అంతకు ముందు అధ్యక్షుని ప్రతినిధులకు ఎరుక పరిచారు. డాక్టర్ డి. వెంకటపతిరాజు అధ్యక్షునికి స్వాగతం చెప్పారు. డాక్టరు ఎం. రామకృష్ణారావు సభికులకు స్వాగతం చెప్పారు.

స్వామి నిర్వికల్పానంద సమావేశానికి ప్రారంభోత్సవం జరిపారు. వీరు రాజమండ్రిలోనున్న రామకృష్ణమఠాధ్యక్షులు. హోమియో మందుల ఖరీదు చాలా స్వల్పమనీ, ఫల మధికమనీ, అందుచేత ఈ విధానాన్ని శ్రీ రామకృష్ణ మిషన్ ముందుగా హోమియో మందులనే వాడుతున్నదనీ, స్వామి నిర్వికల్పానంద ప్రముఖులనుండి కందర్ప సూర్యనారాయణ సభికులకు చదివి వినిపించారు.

శ్రీయుతులు ఎల్. శివరామకృష్ణయ్య, ఎం. చంద్రశేఖరం మాట్లాడారు.

డాక్టర్ టి.కె. వి. వరాహస్వామి అభినందనలు తెలిపారు.

అన్ని రాష్ట్రముల హోమియోపతీ బోర్డుల నిబంధనావళి, పాఠ్యప్రణాళిక మొదలగువాటిలో ఒకే పద్ధతిని అవలంబించాలనీ, హోమియోపతికి ప్రత్యేక డైరెక్టరేట్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేయాలనీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హోమియోపతి చట్టాలను సమన్వయించాలనీ, తీర్మానించారు.

వివాహం

మద్రాసు, ఫిబ్రవరి 7:— రాజశ్రీ పిక్చర్స్ అధినేత శ్రీ సుందర్‌లాల్ నహతా తమకుమార్తె సౌభాగ్యవతి విజయలక్ష్మిని బెల్గాంలోని జీవరాజ్ జవరిలాల్ సంస్థకు చెందిన శ్రీ మెహతాజీవరాజ్ కుమారుడు డాక్టర్ మోతీలాల్ జె. మెహతాకు ఇచ్చి మద్రాసు సెయింట్ మేరీస్ రోడ్డులోని తమస్వగృహంలో గత శనివారంనాడు వైభవంగా వివాహం జరిపించారు. ఆదివారంనాడు అతిథులకు విందు జరిగింది. శనివారంనాడు కుమారి రాధ, కుమారి జయలక్ష్మిల పాటకచేరీ జరిగింది. ఆదివారంనాడు కుమారి శాయి, కుమారి సుబ్బులక్ష్మిల నృత్య కార్యక్రమం జరిపించారు.

తొట్లవల్లూరులో గాంధీ వర్ధంతి

విజయవాడ, ఫిబ్రవరి 7:— తొట్లవల్లూరు గ్రామంలోని హరిజనవాడలో గాంధి వర్ధంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ హరిజన సేవక్‌సంఘము ఆధ్వర్యమున అతి వైభవముగా జరిగినవి.

పార్లమెంటు సభ్యులు బొర్ర పాణ్ముబ్రహ్మ శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య హరిజనవాడలో గాంధీగారి శిలావిగ్రహప్రతిష్ఠాపన గావించారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హరిజన సేవక్‌సంఘ ప్రధానకార్యదర్శి శ్రీ పూటుకూరి నరసింహారావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో గ్రామ పంచాయితీబోర్డు అధ్యక్షులు శ్రీ గుత్తా సత్యనారాయణ శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య జిల్లా వెల్‌ఫేర్ ఆఫీసరు శ్రీ ఆడుసుమల్లి వెంకటరత్నంగారు, హరిజనాభ్యుదయమునకు దేశస్వాతంత్ర్యమునకు గాంధిజీ గావించిన నిరుపమాన సేవలనుగురించి ఉపన్యసించారు.

జిల్లా వెల్‌ఫేర్ ఆఫీసరు హరిజనాభ్యుదయమునకై ప్రభుత్వము గావించుచున్న కృషిని, శ్రీ అప్పికట్ల జోసెఫ్ శ్రీ పూటుకూరి నరసింహారావుగార్లు ప్రసంగించారు.

నర్సరావుపేట మునిసిపల్ బడ్జెట్

సుదీర్ఘ చర్చలతర్వాత కౌన్సిల్‌చే ఆమోదం

(మన విలేఖరి)

నర్సరావుపేట, ఫిబ్రవరి 6:— నర్సరావుపేట మునిసిపల్ కౌన్సిలు ఛైర్మన్ శ్రీ యం.సి.ఆర్.కె. కొండలరావుబహద్దర్‌వారి అధ్యక్షతన ఇటీవల సమావేశమై మునిసిపల్ కమీషనరు శ్రీ కె. సత్యనారాయణగారు ప్రవేశపెట్టిన 1960—61 రివైజుడు బడ్జెట్టు 1961—62 సంవత్సరపు బడ్జెట్ అంచనాలపై సుదీర్ఘచర్చలు జరిగిన తర్వాత ఆమోదించారు.

1960—61 రివైజుడు బడ్జెట్టు ప్రారంభ నిల్వ 3,81,188 రూపాయలు. వివిధ హెడ్లక్రింద జమవచ్చిన 7,78,114 రూపాయలు మొత్తము 11,59,302 రూపాయలలో వివిధ పద్దులక్రిందకేటాయించిఖర్చులు 8,95,450 రూపాయలు పోను 2,63,852 రూపాయలు సమాప్తపు నిల్వలో 60—61 సవరింపబడిన బడ్జెటును ప్రతిపాదించారు.

స్థానిక హయ్యర్ సెకండరీ పాఠశాలకు 1,38,000 రూపాయలు, రోడ్లకు 63,000 రూపాయలు, కూరగాయల మార్కెటు నిర్మాణానికి 25,000, ఐంక్స్టాల్స్ నిర్మాణానికి 15,000 రూపాయలు పైకేటాయింపులలో ప్రధానమయినవి.

1961—62 బడ్జెట్ ప్రారంభనిల్వ 2,63,852 రూపాయలు, వివిధ రూపములలో రాబడిన జమలు 8,42,775 రూపాయలు కాగా, ఖర్చులు 9,67,110 రూపాయలు పోను 1,39,517 రూపాయలు నిల్వతో బడ్జెటును ప్రతిపాదించారు.

మునిసిపల్ హయ్యర్ సెకండరీ స్కూల్ కట్టడములకు, ఫర్నిచర్‌కు 2,01,700 రూపాయలు, రోడ్లపై తారు వేయించుటకు—33,000 రూపాయలు, నాలుగు ప్రాథమిక పాఠశాల భవనముల నిర్మాణానికి 38,000 రూపాయలు, పట్టణములోని మంచినీటి సరఫరా అభివృద్ధి నిమిత్తం 26,000 రూపాయలు ముఖ్యమైన పద్దులయివున్నవి.

మునిసిపల్ మాజీ ఛైర్మన్ ప్రస్తుత కౌన్సిలు సభ్యులు అయిన శ్రీ కొత్తూరి వెంకటేశ్వర్లుగారు మీటింగులో ఆమోదింపబడిన అనేక తీర్మానములపై డిసెంటునోట్ పెట్టారు.

రెండు సంవత్సరముల క్రింద మునిసిపాలిటీచే ఏర్పాటు చేయబడిన మెటర్నిటీ కేంద్రములో యిప్పటివరకు ఒక్కకేసు గూడా రిజిస్టరుగానందున దానిని కొనసాగించటము శుద్ధ దండుగనీ, సరియైన నిపుణులు, వైద్య సౌకర్యములు లేని యీ కేంద్రానికి రావటానికి ప్రజలు భయపడుతున్నారని, యీపద్దు క్రింద జరిగిన చర్చలో ఆక్షేపణ తెచ్చారు. మిగిలిన అనేక తీర్మానములపై డిసెంటును నోట్ చేయించారు.

ఈవాద ప్రతివాదాలలో శ్రీ వెంకటేశ్వర్లు కొన్ని సందర్భాలలో ప్రయోగించిన పదజాలం సభా సాంప్రదాయానికి విరుద్ధమని మహమ్మద్ మొహిదీన్‌గారు తెచ్చిన ఆక్షేపణపై వెంకటేశ్వర్లుగారు తమ వాక్యాలను ఉపసంహరించుచున్నట్లు ప్రకటించారు.

ప్రవేశపెట్టిన బడ్జెటును యథాతథంగా కౌన్సిలువారు ఆమోదించారు.

ఆకివీడులో మశూచివ్యాధి

నలుగురి మరణం

(మన విలేఖరి)

ఆకివీడు, ఫిబ్రవరి 6:— ఆకివీడు పంచాయితీ ప్రాంతంలో ముప్పైమందికి మశూచివ్యాధి సోకింది. నలుగురు చనిపోయారు. రెండువేలమందికి ఆకివీడు పంచాయితీ శానిటరీ ఇన్స్‌పెక్టరు శ్రీ యం.వి. రామరాజు, కొంపరరి హెల్తు అసిస్టెంటు గార్లు, మశూచి టీకాలు వేశారు. ప్రతిరోజు కేసులు పున్నచోట్ల, పూరిలోను, ఫినాయిలు జల్లుతున్నారు. ఆకివీడు పంచాయితీ ఏరియాలో మశూచివ్యాధి ప్రబలియున్నదని, ప్రతి ఒక్కరు విధిగా టీకాలు వేయించుకోవాలనీ ప్రకటించారు. మశూచికం కనుపించిన తక్షణం పంచాయితీ ఆఫీసుకు తెలియపర్చాలని పంచాయితీ ఎగ్జిక్యూటివు ఆఫీసరు శ్రీ ఎం. వి. గోపాలస్వామి కరపత్రాల ద్వారా హెచ్చరిక చేశారు.

రంగానగర్ ప్రారంభోత్సవం

ఉదయగిరి, ఫిబ్రవరి 5:— ఉదయగిరి తాలూకా రామగోవిందపురం దగ్గరలో ఆచార్య రంగాజీ యందుగలభక్తి గౌరవాలకు చిహ్నంగా రంగానగర్ అనే పేరుతో నూతనంగా గ్రామం నిర్మించారు. ఈగ్రామ ప్రవేశ ఉత్సవ సమయములో ప్రక్క గ్రామాల రైతు పెద్దలందరు పాల్గొన్నారు. దాదాపు 500 లమందికి అన్నదానం చేశారు. శ్రీరాముల దేవాలయం వద్ద సభ జరిగినది. శ్రీ కాకొల్లు సీతయ్య అధ్యక్షత వహించారు. జి. ఏలకొండయ్యగారు దేవాలయములో రంగాజీ పటమును ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా స్వతంత్రపార్టీ సెక్రెటరీ మేడసాని వెంగయ్యగారు మాట్లాడారు. లక్ష్మీనారాయణగారి వందన సమర్పణలతో సభ ముగిసినది.

సీతారామపురంలో ఉత్సవాలు

సీతారామపురం, ఫిబ్రవరి 6:— శ్రీకాకుళం జిల్లా పాలకొండ తాలూకాలోని సీతారామపుర అగ్రహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయమున సంప్రోక్షణ, సహస్ర ఘటాభిషేకం వగైరాలు, రామలింగేశ్వర స్వామివారి ఆలయమున ఏకాదశ రుద్రాభిషేకములను వైశ్వదేవము, ఏకాహము అన్నకొంతి వగైరాలు, గ్రామస్థులు భీష్మఏకాదశి దినమున మహా వైభవముతో జరిపించిరి. ఈ సమయమున వీరఘట్టం బోర్డు ఉన్నత పాఠశాల విద్యార్థులు భగవద్గీత యుద్ధకథ వి. క. హైమవతిదేవి భరతనాట్యము, శ్రీ గొ. అప్పారావుగారి సీతాకళ్యాణము హరికథా కాలక్షేపము జరిగాయి. శ్రీ బొ. వెం. రాఘవరావుగారు ధన్యవాదము లర్పించారు.

కాల్షియం కార్‌బైడ్ వాడుకదారులు దయచేసి గమనించండి:

శంకర్ కాల్షియం బ్రాండ్ కార్‌బైడ్

SANKAR BRAND CALCIUM CARBIDE

lb. కి కనీసము 4.8 ఘ. అ. గ్యాస్ వెలువడితే

తయారు చేసినవారు:

ఇండస్ట్రియల్ కెమికల్సు లిమిటెడ్,

హెడ్ సెల్లింగ్ ఏజంట్సు:

వి. డి. స్వామి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్,

3/1, కెథడ్రల్ రోడ్డు, మద్రాసు-6.

టెరిటోరియల్ ఏజంట్సు:

కేరళ :	జి. దాస్ అండ్ కంపెనీ, కొట్టాయం.
ఆంధ్రప్రదేశ్ :	అశోక్ బ్రదర్స్, 878, రెసిడెన్సీ రోడ్డు, హైదరాబాదు.
మైసూరు :	డి. ఎస్. సుబ్రహ్మణ్యం అండ్ కంపెనీ, 33, II క్రాస్‌రోడ్డు, శంకరపురం, బెంగుళూరు-4.
మద్రాసు :	పృథ్వీ ట్రస్టు ప్రయివేట్ లిమిటెడ్, 30, లజ్ చర్చి రోడ్డు, మద్రాసు-4.

చంద్రికా సబ్బు

(ఔషధీకృతము అండ్ టాయిలెట్)

ఇది అందవికారంగా ఉన్నవారికి అందం చేకూర్చును

ఆయితే చర్మాన్ని మృదువుగానుంచి నానా రంగులు, ఎగ్జిమా, మొటిమలు మొదలైన చర్మవ్యాధులనుండి కాపాడును. ప్రపంచప్రఖ్యాతి ఈ సబ్బును వాడుతుంటే, టాయిలెట్ సబ్బుగాను, ఔషధపు సబ్బుగాను, చంద్రికకంటె ఉత్తమమైనది వేరొకటి లేదని నిరూపిస్తారు.

పెద్ద స్టోరు లన్నిటిలోనూ దొరకును.

తయారుచేసినవారు:—

ఎస్. వి. ప్రొడక్ట్సు ఇరింజలకూడ—కేరళస్టేట్.

వేలం నోటీసు

పంచాయతీ సమితి, నర్సీపట్నము

నర్సీపట్నం పంచాయితీ సమితి ఆధీనములో నున్న యీ దిగువ సుదహరించిన వారపు సంతలు మరియు కమేలాలు, 1961—62 సంవత్సరములలో ఆశీల్లు వసూలుచేసుకునే హక్కును యీ దిగువ సుదహరించిన తేదీలలో యీ దిగువనుదహరించిన స్థలములలో పబ్లిక్ వేలం జరుపబడునుగాన, వేలంపాట పాడదలచినవారు సదరు వేలం సాధారణ ప్రత్యేక షరతులకు లోబడి మోతుబరి సర్టిఫికెట్లతో హాజరు కావలెనని యిందుమూలముగా ప్రకటన చేయడమైనది. సదరు షరతులు, తప్సీళ్ళు వగైరాలు ఆఫీసు పనిచేయు వేళలలో ఆఫీసులో దొరకును.

పబ్లిక్ మార్కెట్టు పేరు	వేలంవేయు తేదీ	వేలం జరుగు స్థలము
1. నర్సీపట్నము పబ్లిక్ మార్కెట్టు	16—2—61	తేదీ మధ్యాహ్నము 2 గం. లకు నర్సీపట్నం పంచాయితీ సమితి ఆఫీసు
2. నాతవరము పబ్లిక్ మార్కెట్టు	17—2—61	తేదీని మధ్యాహ్నము రెండుగంటలకు సమితి ప్రాథమికపాఠశాల,నాతవరము
3. ఏజన్సీ లక్ష్మీపురము పబ్లిక్ మార్కెట్టు మరియు కమేలా	20—2—61	తేదీని మధ్యాహ్నము 2 గం. లకు సమితి ప్రాథమిక పాఠశాల, కృష్ణదేవిపేట.

బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసర్.



పూవు మీ అదృష్టం చెప్పగలదు

భవిష్యత్తులో ఏమి జరుగబోతున్నదిన్నీ, నీ సరిపైన దర్శము గురించిన్నీ నీవు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డు పైన నీకు ఇష్టమగు ఒక పుష్పము పేరున్నూ, నీవు వ్రాయు తేదీ, వేళ వివరములున్నూ, నీ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసి పంపుము.

జ్యోతిష శాస్త్రములోని రహస్య గణితము మూలముగా మేము ఋజువు చేయు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలోని నీ యొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, నీ వ్యవహారములలో నీకు జరుగు కలుగునో, నీ ఉద్యోగం విషయంలో మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థ యాత్రలు, వివాహము, స్త్రీసుఖము, సంతానము, నిధి నిక్షేపములు, లాటరీ, అకస్మాత్తు ద్రవ్య లాభము మొదలగువానిని గురించి స్పష్టంగా వ్రాసివారిగా వ్రాసి రు. 1—25 లకు ప్యాకెట్లు వి. పి. గా పంపగలము. వి. పి. ఛార్జీలు ప్రత్యేకం. మా గ్రహము లేదియైనా వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపగలము. వివరములు మా పూర్తిపైన పంపబడును. మేము పంపిన భోగట్టా మీకు తృప్తిగా నుండనియెడల పైకం వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించివిడాడుడు. మీ అడ్రసు ఇంగ్లీషులో వ్రాయండి.

Pt. Dev Dutt Shastri, Raj Jyotishi (AV-3) Jullundur City



సర్వీసులో శ్రేష్ఠమైనదిగ నిరూపింపబడినది

సిల్వర్ ఎక్సైడ్

క్లోరైడ్ అండ్ ఎక్సైడ్ బ్యాటరీస్ (ఈస్టరన్) ప్రైవేట్ లిమిటెడ్, మద్రాసు, ఆంధ్ర, కేరళ, మైసూరు స్టేట్సుకు ప్రధాన ఏజంట్సు: జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మద్రాసు-2.

బ్రాంచీలు: కోయంబత్తూరు, బెంగుళూరు, సికింద్రాబాద్.

సోవియెట్ రష్యా వ్యవసాయ శాఖలో మార్పులు

లండన్, ఫిబ్రవరి 8:— సోవియట్ రష్యాలో వ్యవసాయోత్పత్తులు అనుకున్న లక్ష్యంమేరకు పెరగనందున దేశమంతటా ప్రభుత్వ యంత్రాంగంలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయశాఖలలో మార్పులు అమలు జరుగుతున్నాయి.

సోవియట్ ఆధ్యక్షవర్గం సభ్యుడయిన అరిస్టోవ్‌ను మరొక పనికి బదిలీచేశారు. రష్యాలో సోవియట్ అధ్యక్షవర్గానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యమైన పరిపాలనా విధానాలను అధ్యక్షవర్గంలోనే చర్చించడం పరిపాటి. అరిస్టోవ్‌ను అధ్యక్షవర్గం నుండి తొలగించి, ఫిన్లండ్‌లో రాయబారిగా నియమించారు.

కృశ్చేవ్ సన్నిహితులలో అరిస్టోవ్ ఒకరు. ఈయన స్థానంలో జి.ఐ. ఒరోకోవ్‌ను నియమించారు.

గతనెలలో జరిగిన పార్టీ కేంద్రకమిటీ సమావేశంలో ప్రధానికృశ్చేవ్ వ్యవసాయకార్యక్రమాలు విఫలమయినందుకు అందుకు సంబంధించిన మంత్రులను, ఉద్యోగులను నిశితంగా విమర్శించారు.

ధాన్యంపంటకు ప్రసిద్ధిగాంచిన కజకిస్తాన్, యూక్రైన్ రాష్ట్రాలలో వ్యవసాయశాఖలలో పెద్దమార్పులు జరిగే సూచనలున్నాయి. ఈ రాష్ట్రాలలోనే ప్రస్తుతంకృశ్చేవ్‌పర్యటిస్తున్నారు.

విజయవంతమైన 2వ వారం

యస్. పి. పిక్చర్సు

జాలీ నోట్

దేవానంద్-మధుబాల-హెలెన్-ఓంప్రకాశ్

దర్శకత్వం: శక్తిసామంత్. మ్యూజిక్: ఒ.పి. నయ్యార్

విజయవాడ-శ్రీ మారుతీ, గుంటూరు-శేష్‌మహల్ వైజాగ్-శ్రీ సరస్వతీ పిక్చర్‌ప్యాలెస్.

క్రీడాలోకం:

ప్రెసిడెంట్ ప్రసాద్ సమక్షంలో ఢిల్లీలో అయిదవ టెస్ట్ ప్రారంభం

: x :

తొలిసారిగా టాస్ గెలిచి లంచివేళకు ఇండియా జట్టుచే 20 పరుగులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:— ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో నేడు ఇక్కడ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్స్‌లో అయిదవ టెస్ట్ పోటీ ప్రారంభమైనది.

కెప్టెన్ నారీ కంట్రాక్టర్ టాస్ గెల్చుకోవడంతో భారత ఆటగాళ్ళు మొదట బ్యాటింగ్ ప్రారంభించి లంచ్ వేళకు ఎట్టి నష్టం లేకుండా 20 పరుగులు సాధించారు.

ఈ టెస్ట్ సీరీస్‌లో ఇండియా జట్టు టాస్ గెల్చుకోవడం ఇదే ప్రథమం. అయితే వర్షం మూలంగా నికెట్‌స్థలం తడిసి అక్కడక్కడ జారుడుగా ఉండడంతో ఒక గంట ఆలస్యంగా ఆట ప్రారంభమయింది. ఉభయజట్లకు చెందిన కెప్టెన్లు 45 నిమిషాలసేపు వికెట్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం 'టాస్' వేయబడి, ఇండియా ఆటగాళ్లు బ్యాటింగు ప్రారంభించారు.

వాతావరణం ఈరోజు 'ఉత్సాహకరంగానే ఉన్నది. చల్లనిగాలి, నులివెచ్చని సూర్యకిరణాలు ఆటగాళ్లకు మంచి ఉత్సాహాన్ని అందించాయి. ప్రెసిడెంట్ ప్రసాద్‌తో సహా దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు ఈ పోటీని తిలకించడానికి వచ్చారు.

ఇండియా జట్టు కెప్టెన్ టాస్ గెల్చి విజయ సూచకంగా చేతులు పైకెత్తినప్పుడు ప్రేక్షకుల గ్యాలరీలనుంచి కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. పోటీ ప్రారంభం కావడానికి ముందు ఆటగాళ్లం దర్నీ ప్రెసిడెంట్ ప్రసాద్‌కు పరిచయంచేశారు. భారత ప్రభుత్వ ఆహ్వానంపై పాకిస్తాన్ విదేశాంగమంత్రి శ్రీ హబీబుర్ రెహమాన్ ఈ పోటీని తిలకించడానికి వచ్చారు.

రెండుజట్లలో పాల్గొంటున్న ఆటగాళ్ల వివరాలు ఇవి: ఇండియా: నారీ కంట్రాక్టర్, ఎమ్. ఎల్. జయసింహ, రుసీసుర్తీ, వి. ఎల్. మంజ్రేకర్, పి. ఆర్. ఉమ్రిగర్, సి. జి. బోర్డే, ఎ. జి. మిల్కాసింగు, ఆర్. బి. నడకర్ణి, ఆర్. బి. దేశాయి, కుందేరావ్, వి. వి. కుమార్, 12 వ ఆటగాడు: ఎస్. నర్దేశాయి.

పాకిస్తాన్: హనీఫ్, ఇంతియాజ్, సయీద్, మథియాస్, ముష్తాక్, ఇంతెకాబ్, ఫజల్, మహమ్మద్ హుస్సేన్, హసీబ్, ఫరూక్, 12 వ ఆటగాడు: అల్తాఫ్.

లంచ్‌స్కోర్ వివరాలు: ఇండియా మొదటి ఇన్నింగ్సు: జయసింహ(బ్యాటింగు) 16, కంట్రాక్టర్ (బ్యాటింగు) 4, ఎక్స్‌ట్రాస్ 0.

బవులింగు వివరాలు: మహమూద్ హుస్సేన్: 7—3—7—0, ఫజల్ మహమ్మద్: 5—1—10—0, ఫరూక్: 1—0—3—0.

ఆరోగ్యసంస్థలో చైనా సభ్యత్వ సమస్య

ఇప్పటికి వాయిదా వేయాలని నిర్ణయం

ఢిల్లీ, ఫిబ్రవరి 7:— ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొమింటాంగ్ చైనా సభ్యత్వం తొలగించే విషయంగానీ, కమ్యూనిస్టు చైనాకు స్థానం ఇచ్చే విషయంగానీ ప్రస్తుత సమావేశంలో పరిశీలించ రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీ నేడిక్కడ 14 వ సమావేశంలో నిర్ణయించింది.

ఈవిధంగా కోరుతున్న అమెరికా తీర్మానాన్ని అసెంబ్లీ 38—24 వోట్లతో ఆమోదించింది. 15 మంది వోటింగులో పాల్గొనలేదు. వోటింగు సమయంలో 20 దేశాల ప్రతినిధులు లేరు.

కొమింటాంగ్ చైనాకు బదులు ప్రజా చైనా రిపబ్లిక్‌కు ఆరోగ్య సంస్థలో స్థానమియాలని రష్యా ప్రతినిధి ఈ విషయాన్ని లేవనెత్తారు. ప్రజా చైనా మాత్రమే 60 కోట్ల మంది చైనీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదనీ, ఈ సంస్థలో న్యాయంగా దానికి రావలసిన స్థానాన్ని కొమింటాంగ్ చైనా చట్టవిరుద్ధంగా తీసికొన్నదని రష్యా ప్రతినిధి విమర్శించారు.

అమెరికా ప్రతినిధి వెంటనే దానికి ఆక్షేపణ తెలియచేశారు. చైనా సభ్యత్వం సమస్యను ఈ సమావేశం జరిగేటంత వరకు ప్రస్తావించరాదని అమెరికా ప్రతినిధి ఒక తీర్మానం కూడ ప్రవేశపెట్టారు. రష్యా ప్రతినిధి చేసిన ప్రసంగం ప్రపంచ ఆరోగ్య సంస్థలోకి రాజకీయాలను ప్రవేశపెట్టినదని అమెరికా ప్రతినిధి విమర్శించారు.

ఈ సమస్యపై 90 నిమిషాలసేపు జరిగిన చర్చలో కొమింటాంగ్ చైనా, దక్షిణకొరియా, దక్షిణ వియత్‌నామ్, టర్కీలు అమెరికా ప్రతిపాదనను బలపరచినవి. చైనా కమ్యూనిస్టులు దురాక్రమణ విధానాలను, రాజ్యవిస్తరణ విధానాలను అనుసరిస్తున్నదని, ఇరుగుపొరుగు దేశాలలో ముఖ్యంగా టిబెట్‌లో జాతివిద్వేషంతో హత్యాకాండ సాగిస్తున్నదని తైవాన్ ప్రతినిధి విమర్శించారు. భారతదేశం అమెరికా తీర్మానాన్ని వ్యతిరేకించింది.

రష్యా ఉపగ్రహం సంకేతధ్వనులు

నార్వేలో వినిపించినవని వార్త

లండన్, ఫిబ్రవరి 8:— మంగళవారంనాడు ప్రయోగించిన కొత్త ఉపగ్రహం పరిభ్రమణం గురించి, సంకేతధ్వనులు గురించి రష్యన్‌శాస్త్రజ్ఞులు యిప్పటికీ మౌనం వహించడం అందరకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంది. ఉపగ్రహాన్ని చూడాలని, సంకేతధ్వనులను రికార్డు చేయాలని అనేకదేశాలలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

నార్వేలోమాత్రం ట్రాన్‌డీమ్‌వద్ద టెక్నికల్ యూనివర్సిటీలో ఉపగ్రహసంకేతధ్వనులు వినిపించాయని, సంగీతధ్వనులను పోలిఉన్నవని, ఆ యూనివర్సిటీకి చెందిన హాల్వర్డు టోర్గెర్సన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రకటించారు. కాని ఈ సంకేతధ్వనుల ప్రసారం ఒక మీటర్‌నుండి మరొక మీటర్‌కు మారుతున్నట్లు పరిశీలనవల్ల తేలిందని నార్వే వార్తాసంస్థ ప్రకటించింది. ఉపగ్రహంలోని అనేక ట్రాన్స్మిటర్లు ఒక్కసారిగా పని చేయడంవల్ల ఈ ధ్వనులు వినిపించాయని కూడా నార్వేవారు భావిస్తున్నారు.

పాశ్చాత్యదేశాలలో సోవియెట్ ఉపగ్రహం సంకేతధ్వనులు వినిపించకపోవడానికి కారణం, సంకేతధ్వనులు ప్రసారమయ్యే వేవ్‌లెంగ్తును రష్యన్ శాస్త్రజ్ఞులు ప్రకటించకపోవడమేనని తెలుస్తున్నది.

ఈసారి మొదటినుండి రష్యన్‌శాస్త్రజ్ఞులు తమ ఉపగ్రహంపట్ల జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. రహస్య విషయాలను నేటినీ వెల్లడించడంలేదు.

అమెరికాను ఉద్దేశించి గతరాత్రి మాస్కో రేడియో చేసిన ప్రసారంలోమాత్రం త్వరలోనే మానవుని రోదసీయాత్ర సంభవమని చుఖనోవ్ అనే శాస్త్రజ్ఞుడు ప్రకటించారు.

పారిస్‌దగ్గరఉన్న అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని వినువీధిలో ప్రయాణంచేస్తుండగా చూడడానికి ప్రయత్నించి విఫలమయింది.

ఇజ్రాయల్‌లో క్రొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కృషి

బెన్‌గురియన్‌ను ప్రెసిడెంట్ ఆహ్వానించాలని 'నాపై' పార్టీ సూచన

జెరూసెలెం, ఫిబ్రవరి 7:— ఇజ్రాయల్ ప్రధానిపదవికి రాజీనామా చేసిన శ్రీ డేవిడ్ బెన్‌గురియన్‌ను క్రొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయవలసిందిగా ప్రెసిడెంట్ ఆహ్వానించాలని 'నాపై' పార్టీ పార్లమెంటరీ పక్షం నేడు సూచించింది.

మాజీ రక్షణమంత్రి శ్రీ పిన్హాస్ లావోన్‌తో వివాదం కారణంగా తన పదవికి రాజీనామా నిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని డేవిడ్ బెన్‌గురియన్, ఇతరపక్షాలతో కలిసి మిశ్రమ మంత్రివర్గాన్ని నిర్మించడానికి సుముఖుడుగా ఉన్నట్టు తెలుస్తున్నది.

అంగోలా సంఘర్షణలలో 31 మంది మరణం

: x :

చనిపోయినవారిలో ఏడుగురు పోర్చుగల్ సైనికులు ఉన్నారట

లిస్బన్, ఫిబ్రవరి 8:— పోర్చుగీసు అంగోలా రాజధాని లువాండాలో గతవారం జరిగిన ప్రభుత్వ వ్యతిరేక సంఘర్షణలలో 31 మంది మరణించారని ఇక్కడకు చేరిన వార్తలనుబట్టి విశ్వసనీయంగా తెలుస్తున్నది. చనిపోయినవారిలో ఏడుగురు పోలీసులు, సైనికులు కూడా ఉన్నారట.

ప్రభుత్వ భవనాలపై దాడి జరిపినవారిలో కొంతమంది తాగి ఉన్నారని పోర్చుగల్ ప్రభుత్వ పత్రిక డియారియో డీ మాన్హా ప్రకటించింది. రువాండాలో పెద్దఎత్తున ప్రభుత్వ భవనాలపై దాడిచేసిన వారందరు కావిరంగు చొక్కాలు ధరించారని తెలుస్తున్నది. 'శాంతామేరియా' నౌకను స్వాధీనం చేసుకొన్న విప్లవకారులు కూడా ఇలాంటి దుస్తులనే ధరించారని, కాబట్టి వారికి వీరికి సంబంధం గలదని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. 'శాంతామేరియా'ను స్వాధీనపరచుకొన్న అనంతరం విప్లవకారులు మొదట దానిని అంగోలావైపు తీసికొని పోవటానికి ప్రయత్నించారు.

ఆదివారంనాడు శ్మశానవాటిక దగ్గర తిరిగి కాల్పులు జరిగాయి. ఈ సంఘర్షణలు తిరుగుబాటుదార్లు రెచ్చగొట్టే చర్యల ఫలితంగానే జరిగినవని కాథలిక్ దినపత్రిక 'అవాజ్' ఆరోపించింది. శ్వేతేతరులలో దేశద్రోహులు ఉండగా, శ్వేతజాతివారిలో కమ్యూనిస్టులు ఉన్నారని ఈ పత్రిక విమర్శించింది.

లిస్బన్ పత్రికలలో ఈ సంఘర్షణలకు సంబంధించిన వివరాలను ఎక్కువగా ప్రకటించడంలేదు. సాలజార్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న 31 మంది ప్రతిపక్ష సభ్యుల తరఫున విన్న ముగ్గురు పోర్చుగల్ ప్రెసిడెంట్ అమెరికో థామస్‌ను కలుసుకొన్నారు. సంభాషణల అనంతరం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పోర్చుగల్‌లో ప్రాథమిక హక్కులను గౌరవించాలని వీరు అధ్యక్షుని కోరారని తెలుస్తున్నది.

అయితే ఈ ముగ్గురి రాకకు అంత ప్రాధాన్యం లేదని, పోర్చుగల్ అభిప్రాయ ప్రకటనకు స్వేచ్ఛ ఉన్నదనడానికి ఇది నిదర్శనమని అధికార వర్గాలవారు వ్యాఖ్యానించారు. పోర్చుగల్‌లో ప్రతిపక్షాలకు స్థానమిచ్చి, పార్లమెంటరీ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుననే అప్పుడప్పుడు లిరి గుబాటులు సంభవిస్తున్నాయని సాలజార్ సన్నిహిత వర్గాలవారు వ్యాఖ్యానిస్తున్నారు.

'శాంతామేరియా', అంగోలా సంఘటనల తరువాత పోర్చుగల్ ప్రభుత్వ పరిపాలనా విధానంలో మార్పులు తప్పనిసరిగా అవసరమని ప్రతిపక్ష వర్గాలవారు స్పష్టంచేస్తున్నారు.

అంగోలాలో ఆందోళనపరిస్థితి

గత వారం సంఘటనలతో లువాండాలో ఆందోళన పరిస్థితి ఏర్పడిందని విదేశాలకు కేబుల్ వార్తలను సెన్సార్ చేస్తున్నారని తెలుస్తున్నది. నగర మంతటా సాయుధ శకటాల రణగొణ ధ్వనులు, అక్కడక్కడ కాల్పులు వినిపిస్తూనే ఉన్నాయని జోహాన్స్‌బర్గు నుండి వెలువడే 'రాండ్ డైలీమెయిల్' ప్రకటించింది.

లువాండాలో జరిగిన సంఘర్షణలలో విదేశీయులకు ప్రముఖపాత్ర ఉందని లిస్బన్ పత్రికలు ఆరోపిస్తున్నాయి. ఈదాడులలో పాల్గొన్నవారిలో చాలమంది ఫ్రెంచి భాషను మాత్రమే మాట్లాడినట్టు కొన్ని పత్రికలు పేర్కొన్నాయి.

'అణుశక్తిని సద్వినియోగం చేసుకోవాలి'

రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ ప్రసంగం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:— రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్, అణుశక్తి మానవ వినాశనానికి దుర్వినియోగ పడకుండా ప్రపంచ కళ్యాణానికి సద్వినియోగం చేసుకోవాలంటే పూర్తి నిరాయుధీకరణ ప్రపంచ మంతటా జరిగితీరాలని నేడిక్కడ ఉద్ఘాటించారు.

విశ్వవిద్యాలయ విద్యార్థుల సమావేశంలో శ్రీ కృష్ణమీనన్ ప్రసంగిస్తూ అయితేప్పుడు పూర్తి నిరాయుధీకరణను అమలు పరచడం సాధ్యంకాకపోయినప్పటికీ, క్రమ క్రమంగా కొన్నేండ్లకు ఇది సాధ్యం కాగలదని అన్నారు.

భారతదేశం నిరాయుధీకరణను ఆమోదించినదని, ఒకసారి ఆయుధాల సేకరణకు ప్రారంభిస్తే ఈ సేకరణకు అంతు అంటూ వుండదని ఇండియాకు తెలుసును కనుకనే, నిరాయుధీకరణకు సుముఖంగా వున్నదని ఆయన అన్నారు.

సంగ్రహ ప్రకటన

టెండరు నోటీసు

మదనపల్లె పంచాయతీ సమితి ఆఫీసు మదనపల్లె, చిత్తూరు జిల్లా

దిగువ కనబరచిన వస్తువులు సప్లయి చేయుటానికి మదనపల్లె బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసర్ గారిచే సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి.

చేతు కొయ్య సామానులు

1. స్టాండెంటు కుర్చీలు (చేతులులేనివి) 60
2. స్టాండెంటు టేబులు (డ్రాయర్లు లేకుండా) 3'-0" x 1'-9" x 2'-6" (Two planks-one joint) 60
3. టీచర్లు టేబుల్లు 2'-6" x 1'-6" x 1'-6" with one Tray 5" deep 80
4. Planks 6'-0" x 1'-0" x 0'-1" with three buttons in the bottom—two planks-one joint. [illegible]
5. Black Boards. 3'-6" x 3'-0" x 0'-1" with two hangers, three planks—two joints. 100
1. Time pieces. One day alarm time piece-full chrome round—Swiss Make. 20
2. Godrej locks (small) 40
3. గ్లోబులు తెలుగు 8" డయామీటరు 15
4. ఆంధ్ర ప్రదేశ్ పటములు తెలుగు Varnished-coloured — with rollers 40" x 30" 20
5. చిత్తూరు జిల్లా పటములు తెలుగు Varnished-coloured — with rollers 32" x 24" 20
6. మదనపల్లె తాలూకా పటములు తెలుగు Varnished - coloured - with rollers 32" x 24" 20
7. హిందూదేశము పటములు తెలుగు Varnished - coloured - with rollers political 33" x 36" scale 1"-70 miles. 20
8. నాగరికరత్నమాలతెలుగు Varnished-with rollers and explanatory Notes. 20

10—2—61 మధ్యాహ్నము 1 గంట వరకు మదనపల్లె బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసర్ గారిచే సీలువేసిన టెండర్లు తీసుకొనబడును. అదేరోజున 3 గంటలకు అందరి సమక్షమున పంచాయతీ సమితి ఆఫీసులో టెండర్లు తెరువబడును. మదనపల్లె బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసర్ యే టెండరుగాని, అన్ని టెండర్లుగాని నిరాకరించుటకును, పంచాయతీ సమితికి లాభకరమని తోచిన తక్కువ టెండర్లు యే భాగమును తెలుపక అంగీకరించుటకును పూర్తి హక్కు కలిగియున్నారు. టెండరుదార్లు నమూనాలను 10 దినములలో స్వంత ఖర్చులతో ఆఫీసులో హాజరుపెట్ట సిద్ధముగా నుండవలెను. పై వస్తువులు అన్నియు 15—3—61 తేదీ లోపల స్వంత ఖర్చులతో సప్లయి చేయవలసియుండును.

యం. హనుమంతరావు, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు, మదనపల్లె.

గాయత్రీ మహామంత్ర జపానుష్ఠానము

ఉపనీతు లందరిందు చేరుడు.

సింహాచలము కొండమీద ది 23—4—61 మొదలు 19—5—61 వరకు శ్రీరామ క్రతువుతో "గాయత్రీ మహామంత్ర జపానుష్ఠానము" పురశ్చరణరూపముగా జపహోమ తర్పణములతో జరుగును.

దీనియందు దక్షిమానము కలిగి ఇందులకై పనిచేయగోరునట్టియు, పాల్గొనగోరునట్టియు కార్యకర్తలను, జపముచేసుకొనగోరువారిని మరియు అభిమానులను ఆహ్వానించుచున్నాము. ఈ కార్యక్రమమునకు సుమారు లక్ష ఇరువదివేలు రూపాయలు ఖర్చు అగునని అంచనా వేయబడినది. గాన భక్తులందరును విరివిగా విరాళములను యీ క్రింది చిరునామాకు పంపగోరుచున్నాము.

మరియు "శ్రీరామరాజ్యము" అను విషయమునుగూర్చి వ్యాసరచన పోటీలకు వ్యాసము లను వ్రాసి పంపుడు. ఉత్తమమైనవాటికి బహుమతు లీయబడును.

వివరములకు వ్రాయుడు: కార్యనిర్వహణాధికారి, శ్రీరామ మహాక్రతువు, గాయత్రీ పురశ్చరణము, సింహాచలము, విశాఖపట్నంజిల్లా.

అజీజ్ మాన్షన్స్

ఫోన్: 123. స్థాపితం: 9-2-51. Grams: 'MANSIONS'

ఆధునికమైన లాడ్జింగ్ హౌస్, వేలూరు.

10వ సంవత్సరం పూర్తిచేసిన మా యీ శుభదినమున ఇన్ని సంవత్సరాలు ఇండియా, విదేశ వివిధభాగములనుండివచ్చి మాలాడ్జింగులో బసచేసిన వేలాది మా అభిమానులకు తృప్తికరంగా యీ సంస్థను నిర్వహించేందుకు తగిన శక్తి సామర్థ్యము లొసంగిన భగవంతునికి మా హృదయపూర్వక కృతజ్ఞతా వందనములర్పించుచూ, రాగల సంవత్సరములలో కూడ మా లాడ్జింగులో బసచేయడానికి విచ్చేయు అభిమానులందరికీ ఇతోధిక సౌకర్యములతో వారిని సంతృప్తి పరచి సేవ చేయగలమని వాగ్దానం చేస్తున్నాము.

వివరములకు వ్రాసి కనుగొనండి:

వి. వీరరాఘవన్, మేనేజర్.

దక్షిణ రైల్వే

ప్రజలకు నోటిఫికేషన్

: x :

12—2—61 ఆదివారం గుడివాడనుంచి ఉ 11—50 గం. కు బయలుదేరు నం. 1196 గుడివాడ—భీమవరం ప్యాసెంజరు ఆకివీడు వరకు మాత్రం నడిచి ఆకివీడు నుంచి గుడివాడకు నం. 1197 ప్యాసెంజరుగా తిరిగివెళ్లును.

మధ్యాహ్నం 1—30 గం.కు భీమవరం నుంచి బయలుదేరు నం. 1197 భీమవరం గుడివాడ ప్యాసెంజరు ఉండివరకు నడిచి నం. 1196 బండిగా ఉండినుంచి మ. 3—38 గం. కు తిరిగి వెళ్లును.

ఈబండ్లలో ట్రాన్స్‌షిప్‌మెంటుకు ప్రయాణికులు తమ స్వంత ఏర్పాట్లు చేసుకొనవలెను. ఇతర అన్ని ప్యాసెంజరు సర్వీసులు మామూలుగా నిర్వహింపబడును.

బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం 12—2—61 తేదీన మ. 12 గం. నుంచి సా. 6 గం. వరకు ఆకివీడు ఉండి మధ్య లైను ఇంజనీరింగు డిపార్టుమెంటుకు స్వాధీనపరుపబడును.

విజయవాడ, 7—2—61.

టి. ఎస్. పార్థసారధి, డివిజనల్ సూపరింటెండెంటు,

గుంటూరు మార్కెటు కమిటి, గుంటూరు

టెండరు నోటీసు

ది. 17—2—61 సాయంత్రము 4 గంటలకు ది గుంటూరు మార్కెటు కమిటి యొక్క ఆఫీషియో చైర్మన్‌గారి ఆఫీసులో ఈ దిగువ ఉదహరించిన పనికి సీలువేసిన టెండర్లు తీసికొనబడును.

టెండరు షెడ్యూలు, స్పెసిఫికేషన్‌లు, డ్రాయింగులు, 10—2—61 తేదీ తరువాత ఈ క్రింద ఉదహరించిన టెండరు ఖరీదు ఆఫీసులో కట్టినవారికి ఇవ్వబడును. ఈ డబ్బు ఏ పరిస్థితులలోను వాపసు చేయబడదు.

పని పేరు	టెండరు షెడ్యూలు ఖరీదు	ప్రథమ ధరావతు	పని పూర్తి చేయు కాలము
1. గుంటూరు మార్కెటు కమిటి గుంటూరు ఆఫీసు ఆవరణలోఉన్న గిడ్డంగి ఎదుటవున్న ప్లాటుఫారంమీద జి. ఐ. రేకులతో తాత్కాలిక షెడ్డును నిర్మించుట.	రు. న. 2—04	రు. 90—00	మూడు నెలలు.

షరా:— (1) పి. డబ్లియు. డి., హైవేస్, మ్యునిసిపాలిటీ శాఖలలో రిజిస్టరైన కంట్రాక్టర్లు మాత్రం టెండరు పెట్టవచ్చును.

(2) కంట్రాక్టు పద్ధతి — కె. 2.

(3) టెండరు ఫారములు గుంటూరు మార్కెటు కమిటి ఆఫీసులో 10—2—61 తరువాత లభించగలవు.

[సం] జి. వి. యస్. మణి. యొక్స్ ఆఫీషియో చైర్మన్.

భీమవరంలో అఖిలభారత టెన్నిస్ పోటీలు ప్రారంభం

భీమవరం, ఫిబ్రవరి 8:— భీమవరం టవున్‌హాల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నేటి ఉదయం ఇక్కడ అఖిల భారత టెన్నిస్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభించబడ్డాయి. శ్రీ పెరవర్తి సుబ్బారావుగారు ప్రారంభోత్సవం జరిపారు. శ్రీయుతులు తటవర్తి కృష్ణమూర్తి, జి. గంగరాజుగార్లు జాతీయ పతాకాన్ని, స్పోర్ట్స్ అసోసియేషన్ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రారంభోత్సవానికి శ్రీ పెనుమెత్స సూర్యనారాయణరాజుగారు అధ్యక్షతవహించారు. శ్రీయుతులు గాలి వెంకటస్వామినాయుడు, వి. వి. శేషవతారం గార్లు సదస్యులకు స్వాగతం చెప్పారు.

విజయవాడ క్రికెట్

విజయవాడ, ఫిబ్రవరి 8:— స్టేడియమ్ గ్రౌండ్స్‌లో మొన్న ఆదివారం 5 వ తేదీన విజయా క్రికెట్ క్లబ్బుకు, విజయవాడ క్రికెట్ క్లబ్బుకు జరిగిన పోటీ డ్రాఅయింది. విశ్వనాధశాస్త్రి 62 పరుగులుచేసి అవుట్‌కాకుండా చివరవరకు నిలద్రొక్కుకున్నాడు.

స్కోర్ వివరాలు ఇవి: విజయా క్రికెట్ క్లబ్: 5 వికెట్లకు 178 పరుగులుచేసి డిక్లేర్ చేశారు. (విశ్వనాధశాస్త్రి 62, ఔవుట్‌కాలేదు, వి. విజయపాల్ 35, భుజంగరావు 28, ఎమ్. వి. ఎస్. నరసింహారావు 20, ఆర్. వి. శాస్త్రి 48 పరుగులకు 4 వికెట్లు).

విజయవాడ క్రికెట్‌క్లబ్: 4 వికెట్లకు 70 పరుగులు (రామప్రసాద్ 32, వెంకట్రావు 21, ఎమ్. వి. ఎస్. నరసింహారావు28—2, భుజంగరావు 1—2.

ఆంధ్రప్రదేశ్ పశుప్రదర్శనం: కాకినాడలో సన్నాహాలు

కాకినాడ, ఫిబ్రవరి 8:— ఆంధ్ర ప్రదేశ్ పశు ప్రదర్శనం కాకినాడలో ఈనెల 19, 20, 21 తేదీలలో జరుగుతుంది. పశు ప్రదర్శనం సంఘం అధ్యక్షుడు, జిల్లాపరిషత్తు చైర్మన్ శ్రీ టి. రామస్వామి, ఉపాధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ శ్రీ బి. ప్రతాపరెడ్డి, ట్రెజరర్ పేరూరు జమీందార్ శ్రీ రామర్స్, ఎక్స్ ఆఫీషియో సెక్రెటరీ శ్రీ టి. రామ మోహనరావు (జిల్లా పశువైద్య శాఖాధికారి) (మ.వి.)

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 8:—

కాటాన్ సీల్ ఆగ్నెరి—	రు. 146 25
ఇండియన్ ఐరన్—	రు. 24.36
బంగారం (పాల్సు)	రు. 121.55
వెండి పాల్సు)—	రు. 207.90
లిన్‌సీడ్ (మే)	రు. 34.03
ప్రత్తి విత్తనాలు (మే)	రు. 87.50
ప్రత్తి బరిలా (ఏప్రిల్)	563.75
వేరుసెనగ (మే)	217.00
ఆముదాలు (మే)	169.75

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 8:— 74 కి. గ్రాముల

అక్కుళ్లు ధాన్యం	రు. 24—50
డి. బి. సన్నాల ,,	25—50
3 మణుగులబస్తా అక్కుళ్లు బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కునుము ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
నల్లపెసలు పీలాలు	47—00
మినుములు	52—50
మినుములు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్నర మణుగుల బస్తా	47—0

విజయవాడ బులియన్ మార్కెట్

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	141—50
సావరిన్	95—00
వెండి 100 తు.	242—00
వెండి 1 తు.	2—44



నల్లులు మొదలగు గృహ కీటకములు నివారణకొరకు

దొరకు చోటు: భారత్ పల్వరైజింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. 689, తిరువత్తియూరు హైరోడ్డు, మద్రాసు—19.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

808454

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార నియుక్తులగు ఏజంట్ల ద్వారా ప్రదేశాలలో రు. న.	పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

వాయువేగ మనోవేగాలు

ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం, (కాలిఫోర్నియా), ఫిబ్రవరి 8:— అమితవేగంగా ప్రయాణించడంలోను, ఆకాశంలో మిక్కిలి ఎత్తునకు ఎగసిపోవడంలోను అందెవేసిన చేయిగా అమెరికా ప్రయోగాలకై నిర్మించిన "ఎక్స్—15" రాకెట్ విమానం, నిన్న ఓంప్రథమంగా పరీక్షార్థం మేజర్ వైట్‌చే నడపబడింది. ఆకాశంలో 15,000 మీటర్ల ఎత్తున ఎగురుతున్న ఒక జెట్ బాంబర్ నుంచి విడిచిపెట్టబడిన ఈ విమానం 11 నిమిషాలలో 23,500 మీటర్ల ఎత్తునకు ఎగసి గంటకు 8,400 మైళ్లలోమీటర్ల వేగంతో, ప్రయాణించింది.

సంపుటి: 26 సంచిక: 39 ★ విజయవాడ 10-2-1961 శుక్రవారం ★ 8 పేజీలు వెల: 7 నయాపైసలు

"బొగ్గు రవాణాకు వ్యాగన్‌ల కొరత ఎన్నడూ ఏర్పడనే లేదు"

దేశంలో సరఫరా పరిస్థితిపై పత్రికా విలేఖరుల సమావేశంలో రైల్వేబోర్డు అధ్యక్షుని వివరణ

—:x:—

సింగరేణిలో ఆదివారంనాడు వ్యాగన్లకు బొగ్గు ఎగుమతి చేయనందున నెలకు 18-20 వేల టన్నుల సరఫరా ఆగిపోతున్నదని ప్రకటన

—:x:—

సరుకు విడుదల విషయంలో వ్యాపారులు ఆలస్యం చేయకుండా నివారించడానికి వార్ఫేజి, డెమరేజి పెంచడం ఒకటేమార్గమని సూచన

ఢిల్లీ, ఫిబ్రవరి 9:—

రైల్వేబోర్డు అధ్యక్షుడు శ్రీ కార్నెయిల్‌సింగ్ ఇవాళ పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంవత్సరం (1960-61) లో నాలుగుకోట్లటన్నుల బొగ్గును ఉక్కుకర్మాగారాలున్న ప్రాంతాలు గాక మిగతా ప్రాంతాలకు రైళ్లు చేరవేస్తాయనీ, అంటే, ప్రణాళికా లక్ష్యాన్ని మించి పదిలక్షల టన్నులు బొగ్గు సరఫరా చేసినట్లవుతుందనీ తెలియజేశారు.

"వ్యాగన్ల కొరత కారణంగా బొగ్గు సరఫరా ఎంతమాత్రమూ దెబ్బతినడం లేదని నేను మీకు స్పష్టంగా చెప్పగలను" అని ఆయన అన్నారు.

సింగరేణివంటి కొన్ని బొగ్గు గనులు, తమకు కేటాయించిన వాగన్లలోనికి బొగ్గును ఆదివారం ఎత్తడంలేదని ఆయన తెలియజేశారు. వారంలోని మిగతారోజులలో సగటున రోజుకు 319 వాగన్ల చొప్పున సింగరేణిలో బొగ్గును ఎత్తుతున్నారని ఆయన అన్నారు. కొద్దికాలంక్రిందట, ఆదివారాలలో 140 వాగన్లకు బొగ్గును ఎత్తుతూ ఉండేవారు. నెలకున్న నాలుగు ఆదివారాలలోను ఈ రవాణా సౌకర్యాలు వినియోగించుకో నందువల్ల 18-20 వేలటన్నుల బొగ్గు సరఫరా కాకుండా పోతున్నది.

"వాగన్ల సరఫరా కొరత కారణంగా బొగ్గు రవాణా ఎంతమాత్రం దెబ్బతినడంలేదని నేను మీకు ఖాయంగా చెప్పగలను" అని శ్రీ సింగు అన్నారు.

మూతలేని వాగన్లను అన్ని బొగ్గు గనులకు సరఫరా చేయడం సాధ్యంకాదనీ, ఇందుకు అనేక కారణాలున్నవనీ ఆయన అన్నారు.

వివిధ ప్రాంతాలలో, బొగ్గు గనులనుంచి "గిడ్డంగులకు" "బ్లాక్ రేక్స్" మూతలేని వాగన్లలో బొగ్గు నుసరఫరా చేసేటందుకు రైల్వే శాఖ సూచించిన పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సుముఖంగా వున్నాయని శ్రీ సింగు అన్నారు. ఇందువల్ల బొగ్గును త్వరగా సరఫరా చేయడానికే గాక, పెద్ద పెద్ద మొత్తాలలో సరఫరా చేయడానికి కూడా వీలు కలుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు గిడ్డంగులు ఏర్పాటు చేసినప్పుడు బొగ్గును అక్కడ నిల్వచేస్తారు. ఇప్పటివలె సరాసరి బొగ్గు గనులనుంచి గాక ఈ గిడ్డంగులనుంచి ఆయా ప్రాంతాలవారు తమకు కావలసిన బొగ్గును సరఫరా చేసుకొనవచ్చు.

ఈ "గిడ్డంగులు" రైల్వేల ఆధీనంలో వుండవనీ, రాష్ట్ర ప్రభుత్వపు ఆధీనంలో కాని, ప్రయివేటు సంస్థల ఆధీనంలోకాని వుంటవనీ శ్రీ సింగు తెలియజేశారు.

కోస్తా నౌకలలో ఇంకా ఎక్కువగా బొగ్గు సరఫరా జరగడం మంచిదని ఆయన అన్నారు. కొన్ని మండలాలలో తమ అవసరాలకు రైల్వేలు కోస్తా నౌకలలో రవాణా జరిపించుకుంటున్న

[మిగతా 3వ పేజీలో]

లుముంబా మరణవార్తలు

విజానిజాలు తనకు తెలియవని సమితి ప్రతినిధి ప్రకటన

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 9:— శ్రీ పాట్రిస్ లుముంబాను చంపినట్టు వినవస్తున్న వార్తలను గూర్చి, కొందరు పత్రికా విలేఖరులు నేడు ఒక సమితి ప్రతినిధిని ప్రశ్నించగా, శ్రీ లుముంబా సజీవంగా ఉన్నాడా లేడా అన్న విషయాన్ని గురించి తనకేమీ తెలియదని ఆయన అన్నారు.

లుముంబా ఎక్కడ ఉన్నది కూడా తనకు తెలియదని సమితి ప్రతినిధి అన్నారు.

లుముంబా మరణవార్తల ఖండన

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 9:— శ్రీ పాట్రిస్ లుముంబా జైలులో మరణించినట్లు వినవస్తున్న వార్తలు నిజంకావని కాంగో రక్షణశాఖ ఉద్యోగులు నేడు ఖండించారు. ఈ వార్తలపట్ల వారు ఆశ్చర్యం ప్రకటించారు కూడా.

తృతీయ ప్రణాళికలో మత్స్య పరిశ్రమ

—:x:—

ఐస్ ప్లాంటులు, శీతల గిడ్డంగులు, మరబోట్ల సరఫరా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 9:—

మత్స్యాలను చెడిపోకుండా నిల్వచేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికై, తృతీయ ప్రణాళికాకాలంలో, ముఖ్యమైన చేపల రేవులలో నాలుగు ఐస్‌ప్లాంటులను, శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మత్స్య పరిశ్రమ శాఖకు చెందిన ఒక ప్రతినిధి పై విషయాన్ని ప్రకటించారు. శీతల గిడ్డంగులలో చేపల సంరక్షణకు మరి కొన్ని ముఖ్యమైన సదుపాయాలుకూడా ఏర్పాటు చేయబడినవని ఆయన అన్నారు.

జాలరులకు యంత్ర పరికరాలతో కూడిన 50 మర పడవలను తక్కువ ధరలకు, వాయిదాల చెల్లింపు పద్ధతిపై సరఫరా చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రతినిధి పేర్కొన్నారు.

శీతల గిడ్డంగులలో సంరక్షింపబడిన చేపలు ఇండియాలోని ప్రధాన నగరాలకు, విదేశాలకు ఎగుమతి చేయబడగలవని కూడా ప్రతినిధి, పేర్కొన్నారు.

చేపలు, ఎండ్రకాయలు, మొదలైన వాటికి విదేశాలలో ఎంతో ఖర్చు ఉన్నదని కూడా ప్రతినిధి వివరించారు.

జాలరులు, తాము పట్టిన చేపలు, ఎండ్రకాయలు మొదలైన వాటిని మత్స్య కేంద్రాలకు వెనువెంటనే పంపడం కొరకు ప్రభుత్వం వాన్ల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయగలదని ప్రతినిధి అన్నారు.

ఇంతవరకు మర బోట్లను ఉపయోగించడంలో 80 మంది జాలరులకు శిక్షణ ఇవ్వబడింది.

బాబూజీ



అదేమిటి— క్రికెట్ ప్రత్యక్ష పమీక్ష లేక రష్యావారి స్పుత్నిక్ సంకేతాలా!

సిమ్లాలో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు

పంపులు పగుల్చచూపిన వైనం

సిమ్లా, ఫిబ్రవరి 9:— గత 15 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత కూడా ఒకేరోజు సంభవించడంవల్ల నిన్న సిమ్లాలోని అనేక ప్రదేశాలలో మంచినీటిపంపులు పగుళ్లు చూపాయి. నిన్న అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలు (ఫారన్‌హీట్). అనగా నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత కంటె 2 డిగ్రీలు తక్కువ. అత్యల్ప ఉష్ణోగ్రత 16 డిగ్రీలు.



భూటాన్ మహారాజా ప్రధాని నెహ్రూను కలుసుకున్నప్పటి చిత్రం

కాంగోలో నూతన ప్రభుత్వం

—:x:—

కొత్త మంత్రిమండలి తాత్కాలిక ప్రభుత్వంగా వ్యవహరించగలదని కసావుబూ ప్రకటన

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 9:—

జోసెఫ్ ఇలియో ప్రధానిగా కాంగోలో ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినట్టు ప్రెసిడెంట్ జోసెఫ్ కసావుబూ నేడొక ప్రకటన చేశారు. గత సెప్టెంబర్ మాసంలో మేజర్ జనరల్ మొబుటూ ఏర్పాటుచేసిన కమీషనర్ల మండలి స్థానే ఈ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నానని. ఇలియో మంత్రివర్గం, 'తాత్కాలిక ప్రభుత్వం' మాత్రమేననీ, శ్రీ కసావుబూతన ప్రకటనలో పేర్కొన్నారు.

గత సెప్టెంబర్‌లో శ్రీ లుముంబాను ప్రధాని పదవినుంచి బర్తరఫ్ చేసిన సందర్భంలో ఆయన స్థానే ప్రధానిగా శ్రీ ఇలియోను కసావుబూ నియమించారు.

కాని, ఇలియో మంత్రివర్గం పదవీ స్వీకారం చేసి, పరిపాలనా నిర్వహణను ప్రారంభించేలోపునే, కాంగోలోని రాజకీయ పార్టీ లన్నిటిని తటస్థీకరించినట్టు సెప్టెంబర్ 14 న కాంగో సర్వసేనాని, జోసెఫ్ మొబుటూ ఒక ప్రకటన కావించారు. ఆ తరువాత కొద్దిరోజులకు, కసావుబూ అనుమతితోను, మొబుటూ మద్దతుతోను, కమిషనర్ల మండలి ఏర్పాటు గావించబడింది.

ఈ కమిషనర్ల మండలిని రదు పరిచి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్టు నేడు ప్రెసిడెంట్ కసావుబూ ప్రకటించారు.

శ్రీ ఇలియో (తాత్కాలిక ప్రభుత్వాన్ని) పూర్తిగా పునర్నిర్మించినట్టు, ఈమంత్రివర్గంలో కమిషనర్ల మండలిలోని ముగ్గురిని, కాంగో జాతీయోద్యమ సంస్థకు చెందిన ఇరువురిని మంత్రులుగా నియమించినట్టు ప్రెసిడెంట్ కసావుబూ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాంగో జాతీయోద్యమ సంస్థ (నేషనల్ మువ్‌మెంట్ ఆఫ్‌కాంగో) శ్రీ పాట్రిస్ లుముంబా నాయకత్వంక్రింద పనిచేసిన సంస్థ. కాని ఈ సంస్థలో సభ్యులందరూ లుముంబాకు అనుకూలురై ఉండాలనే నియమమేమీ లేదు.

ఈరోజు, ప్రెసిడెంట్ కసావుబూ ప్రకటించిన ఇలియో మంత్రివర్గంలో పరిపూర్ణ మంత్రిత్వ హోదా గల పదవులు 6 ఉన్నవి. ఈ ఆరింటిలోను అయిదు స్థానాలలో ఇంతవరకు ఎవరినీ నియమించడం జరగలేదు. జాతీయ రక్షణ శాఖ మంత్రిని కూడా ప్రెసిడెంట్ కసావుబూ నియమించలేదు.

ఇలియో మంత్రివర్గ సభ్యులు (ఇంతవరకు నియమించబడ్డవారు):

సమాచార శాఖ మొదటి వైస్ ప్రెసిడెంట్: జీన్‌బోలి కాంగో.

స్వదేశ వ్యవహారాల శాఖ: యం. అకోలా

విదేశాంగ వ్యవహారాల శాఖ: జస్టిన్ బొంబొకో.

ద్రవ్య శాఖ: పాస్కల్ నికాయూ.

విద్యాశాఖ: క్రిస్టోఫర్ లిబాలా.

ఆర్థిక వ్యవహారాల శాఖ: జీన్‌పోల్ డెరికోయార్డ్.

ప్రణాళికా శాఖ: అలోయిస్ కాబంగీ.

పబ్లిక్ వర్క్స్, వ్యవసాయం: శ్రీ యం. ఇలుంగా.

"నిరాయుధీకరణ అరాచకం తెచ్చిపెట్టగలదు"

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 8:— కటంగాలో సైన్యాన్ని నిరాయుధం చెయ్యాలన్న సమితి ప్రతిపాదన అరాచకానికి, బానిసత్వానికి దారితీయగలదని కటంగా ప్రెసిడెంట్ మోయిస్ షోంబే అన్నారు.

ఎలిజబెత్‌విల్లీ ఫుట్‌బాల్ స్టేడియంకు హాజరైన 6,000 మంది పౌరులనుద్దేశించి ప్రసంగిస్తూ "ఇది ఆఫ్రికా. అమెరికన్‌లు, మొరాకనులు తాము ఏదేశాలనుంచి వచ్చారో, ఆదేశాలలోనే వుండడం మంచిది" అన్నారు.

సహారాలో అణ్వస్త్ర పాటవ పరీక్షల నిలుపుదల

—ఫ్రెంచి ప్రతినిధి ప్రకటన

పారిస్, ఫిబ్రవరి 9:—

సహారాలో ఫ్రాన్సు ఇంకా అణ్వస్త్రపరీక్షలు పేటినీ జరపబోదని అధికారవర్గాలవారు తెలియజేశారు.

సెనెగల్ విదేశాంగమంత్రి శ్రీ డౌడా తియామ్ నిన్నను లాగాస్‌లో చేసిన ప్రసంగానంతరం ఫ్రెంచి ప్రభుత్వ నిర్ణయం వెల్లడి చేయబడింది. సెనెగల్ విదేశాంగ మంత్రి ఇలా అన్నారు: "సహారాలో అణ్వస్త్ర పరీక్షలు జరపడం మంచిదికాదనీ, లాభదాయకంకూడా కాదని మేము ఫ్రాన్సుకు చెప్పాం."

సహారాలో ఇంకా అణ్వస్త్ర పరీక్షలను ఫ్రాన్సు జరపబోదనీ, "అది తన పరీక్షలకు వేరొక చోటును నిర్ణయించుకున్న"దనీ శ్రీ తియామ్ తన ప్రసంగంలో తెలియజేసినట్లు కొన్ని వార్తలు సూచిస్తున్నవి.

సహారాలోని రెగ్గన్ ఎడారిలో ఫ్రాన్సు యింతవరకు మూడు అణ్వస్త్ర పరీక్షలుజరిపింది. ఇందుకు చాలా ఆఫ్రికన్ దేశాలు తమ అభ్యంతరాన్ని తెలియజేసినవి

తాజా వార్తలు

[3 వ పేజీలో]

మరణించిన ఉద్యోగుల బిడ్డలకు స్కాలర్‌షిప్పులు

ఆంధ్ర ప్రాంతానికికూడా విస్తరింపజేస్తూ ప్రభుత్వ ప్రకటన

(మన విలేఖరి)

హైదరాబాదు, ఫిబ్రవరి 9:— ప్రభుత్వోద్యోగం చేస్తూ చనిపోయిన వారి పిల్లలకు స్కాలర్‌షిప్పులనిచ్చే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి కూడా ఇప్పుడు విస్తరింప జేసింది. ఈ పథకం ఇంతవరకు తెలంగాణా ప్రాంతంలో మాత్రమే అమలు జరుగుతూ వుండేది.

ఇతర రాష్ట్రాలలోని విద్యాసంస్థలలో చదువుకుంటున్న పిల్లలకు కూడా ఈ స్కాలర్‌షిప్పుల నివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జబల్పూర్ పరిసర ప్రాంతాలకు కూడా అల్లర్ల విస్తరణ

—:x:—

మరి ఇరువురు మరణించినట్టు వార్తలు

భోపాల్, ఫిబ్రవరి 9:—

జబల్‌పూర్‌లోని అల్లరులు చుట్టుపట్లగల సాగర్. నరసింగ్‌పూర్. డమోల్. కట్ని పట్టణాలకు కూడ వ్యాపించినవని నే డిక్కడికి వస్తున్న వార్తలు తెలుపుతున్నవి.

ఇక్కడికి 125 మైళ్ల దూరంలోగల జిల్లా ముఖ్యపట్టణమైన సాగర్‌లో దౌర్జన్య చర్యలను అణచటానికి సైన్యాన్ని పిలిపించారు. సాగర్‌లో గృహదహనాలు, కొట్లాటలు, దోపిడీలు జరిగినట్లు వార్తలు చెపుతున్నవి గాని వివరాలు ఇంకా అందలేదు.

మరొక జిల్లా ముఖ్యపట్టణమైన నర్సింగ్‌పూర్‌లో అల్లరులలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తున్నది.

కట్నిలో రెండు దుకాణాలకు నిప్పుపెట్టారు. నర్సింగ్‌పూర్ జిల్లా మెజిస్ట్రేటు నర్సింగ్‌పూర్, గదర్వార, కరేలి, గొటెగాన్ పట్టణాలలో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కర్ఫ్యూ విధించారు.

సాగర్‌లో కూడ కర్ఫ్యూ విధించ బడింది. ఈ విషయాలన్నీ నేటిరాత్రి అధికారరీత్యా ప్రకటించారు.

నర్సింగ్‌పూర్‌లో ముగ్గురుని పొడిచారనీ, వారిలో ఇద్దరు మరణించారనీ జిల్లా మెజిస్ట్రేటు సమాచారం తెలుపుతున్నది. సాగర్‌లో కూడ కొట్లాటలో ఇద్దరు మరణించారు.

మొత్తం 17 మంది మరణం

ఈనెల 7 వ తేదీని జబల్‌పూర్‌లో రెండవసారి ప్రారంభమైన కల్లోలాలలో మొత్తం 17 మంది మరణించారనీ, గాయాలు తగిలిన 40 మందిని ఆస్పత్రిలో చేర్చుకొన్నారని కమిషనర్ శ్రీ గుప్తా నేడు పత్రికా విలేఖరులకు చెప్పారు.

పోలీసు కాల్పులలో 6 గురు మరణించారని, ఫిబ్రవరి 7 వ తేదీ రాత్రి 9 మంది గాయపడ్డారని ఆయన చెప్పారు.

మరణించిన 17 మందిలో ఆస్పత్రిలో గాయాలతో చనిపోయిన ఇరువురు, గార్హిపతక్ ప్రాంతంలో చనిపోయి కనిపించిన ముష్పురు కూడ చేరి ఉన్నారని ఆయన చెప్పారు.

జబల్‌పూర్‌లో ఫిబ్రవరి 4 వ తేదీని మొదటిసారిగా ఈ అల్లరులు చెలరేగినవి. ఒక కళాశాల విద్యార్థినిని ఇరువురు వ్యక్తులు అవమాన పరచినట్లు చెప్పబడటంతో ఈ అల్లరులు చెలరేగినవి. ఆమె ఆతర్వాత ఆత్మహత్య చేసికొన్నది. ఆమె మతం, అవమానం చేసిన వారి మతం ఒకటికాదు.

మంగళవారంనాడు రాత్రి పోలీసు కాల్పులతో దుండగులు పారిపోయిన అనంతరం వారుపారిపోయినచోట రెండు తుపాకులను, ఇంక ప్రాణాపాయకర ఆయుధాలను కూడ పోలీసులు చాల వశం చేసికొన్నారని కమిషనర్ చెప్పారు. గత 24 గంటలు ప్రశాంతంగా ఎట్టి సంఘటన లేకుండా జరిగిపోయినదని ఆయన చెప్పారు.

7 వ తేదీ జరిగిన పోలీసు కాల్పులపై న్యాయమూర్తిచే విచారణ జరుపబడుతుందని కూడ శ్రీ గుప్తా చెప్పారు.

జబల్‌పూర్‌లోని గృహదహనాల విషయం ప్రస్తావించి అవి విస్తారంగా జరిగినవని ఆయన అన్నారు.

భోపాల్ పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ ఆర్. ఎన్. నాగు నేడు పత్రికా విలేఖరులను కల్లోల ప్రాంతాలకు తీసికొనిపోయి చూపించారు. సుజి, మొహల్లా, మచ్లిమొహల్లా, గోరాఖాన్, హార్‌దేవ్, గర్హా ప్రాంతాలలో చాల ఇళ్లు తగులబడిపోయి హృదయ విదారక దృశ్యం కనిపిస్తున్నది. అగ్నిమాపకదళం ఇంక కొన్నిచోట్ల నిప్పును ఆర్పుతూనే ఉన్నది. ఫైర్ ఇంజన్‌లు వెళ్లే వీలులేని ఇరుకు గొందులలోని ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయినవి.

ఆ భీకర వాతావరణంలో నివసించటానికి ఇష్టపడని అనేక కుటుంబాలకు, నిర్వాసితమైన కుటుంబాలకు వేరొకచోట వసతి ఏర్పాటు చేయబడినదని శ్రీ నాగు పత్రికా విలేఖరులకు చెప్పారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి విజ్ఞప్తి

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ కె. ఎన్. కట్జూ జబల్‌పూర్‌లో పరిస్థితి మెరుగు అవుతున్నదని శాసనసభలో చెప్పారు. రాత్రి అంతా ప్రశాంతంగా గడచినదనీ నిన్న మధ్యాహ్నం నుంచి గృహదహనాలు గానీ, దోపిడీలు గానీ, కొట్లాటలు గానీ లేవని ఆయన చెప్పారు.

కొందరు ప్రతిపక్ష సభ్యులు ఇంక కొన్ని వివరాలు తెలుప వలసిందిగా పట్టుపట్టగా తాను జబల్‌పూర్ వెళుతున్నానని, రేపు మరికొన్ని వివరాలు తెలుపగలనని ఆశిస్తున్నానని డాక్టర్ కట్జూ చెప్పారు.

ఆతర్వాత ఆయన జబల్‌పూర్‌లోని పరిస్థితిని స్వయంగా చూడటంకోసం నేడు జబల్‌పూర్ చేరారు. వెంటనే ఆయన అల్లరులకు గురిఅయిన ప్రాంతాల న్నింటిని చూశారు. ఆయన వెంట మధ్యప్రదేశ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్, స్పీకర్, రెవిన్యూ మంత్రి కూడ ఉన్నారు.

శాంతిని, మామూలు జీవిత పరిస్థితులను నెలకొల్పటానికి సహాయ పడవలసిందిగా డాక్టర్ కట్జూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో జరిగిన అల్లరులకు తాను చాల బాధపడుతున్నానని ప్రజలందరు సామరస్యంగా జీవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లాఅధికారులకు ముఖ్యమంత్రి హెచ్చరిక

తమ తమ ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితి తలెత్తినప్పటికి దానిని తీవ్రంగా ఎదుర్కొనటానికి సిద్ధంగా జాగ్రత్తగా ఉండవలసిందిగా డాక్టర్ కట్జూ జిల్లా అధికారుల నందరను హెచ్చరిస్తూ ఒక సర్క్యులర్ జారీచేశారు.

జబల్‌పూర్‌లోని పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఈ అల్లరులు మరికొన్ని ప్రాంతాలకు ప్రాకుతున్నట్లు కనిపిస్తున్నదని ఆయన ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

అల్లరులను కఠినంగా తీవ్రంగా ఎదుర్కొనవలసిందిగా ఆయన జిల్లా అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వ ప్రకటన

జబల్పూరు కల్లోలాలపై నేటిరాత్రి ప్రభుత్వం చేసిన ప్రకటనలో ఈక్రింది వివరాలు తెలుపబడ్డాయి:

నరసింగపూర్‌లో ఒక విద్యార్థుల పూరేగింపును చెదరగొట్టడానికి పోలీసులు 3 సార్లు కాల్పులు జరపవలసి వచ్చింది. సాగర్ పట్టణానికి సైనిక పోలీసులు కూడా రావింప బడ్డారు.

జబల్‌పూర్‌లో పరిస్థితులు మాత్రం పూర్వం కంటె కొంచెం మెరుగుగా ఉన్నవి. నరసింగపూర్‌లో ముగ్గురిపై దాడిజరిగింది. ఇరువురు గాయాలు తగిలి మరణించారు.

'పంజాబీసుబా' సాధనకు ప్రాణత్యాగమైనా చేస్తాను

మాస్టర్ తారాసింగ్ ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 9:— 'పంజాబీసుబా' సమస్యపై నెహ్రూ సంత్ ఫతేసింగుల సంభాషణలు విఫలమైన పక్షంలో పంజాబీసుబా సాధనకై తనప్రాణత్యాగానికి సిద్ధపడతానని అకాలీ నాయకుడు మాస్టర్ తారాసింగ్ నేడిక్కడ ఒక బహిరంగ సభలో ప్రకటించారు. కొందరు పంజాబీ కాంగ్రెస్ నాయకులు తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

ఢిల్లీ టెస్టుస్కోర్

రెండవనాడు ఇండియాచే 5 వికెట్లకు 393 పరుగులు

ఢిల్లీ, ఫిబ్రవరి 9:— పాకిస్తాన్‌తో ఆఖర టెస్ట్‌పోటీలో రెండవ రోజైన ఇవాళ ఆట ఆఖరయేవేళకు ఇండియా జట్టు ఐదువికెట్ల నష్టానికి 393 పరుగులు సాధించింది.

స్కోరు వివరాలు: జైసింహ —27, కంట్రాక్టర్—92, సూరి —64, మంజ్రేకర్—18, ఉమ్రిగర్ (ఇంకాబ్యాట్ చేస్తున్నాడు) —105, బోర్డే — 45, మిల్కాసింగ్ (ఇంకా బ్యాట్ చేస్తున్నాడు) —19, ఎక్స్‌ట్రాలు—23

వికెట్ల పతనం: 1—43, 2—150, 3—201, 4—324, 5—338.

బవులింగ్ వివరాలు: మహమూద్ హుస్సేన్ 31—11—70—0, ఫజల్ మహమూద్ 29—7—58—1, ఆరూక్ 29—2—101—2, హసీబ్ అషాన్ 18—5—57—1 ఇంతికాబ్ ఆలమ్ 33—6—76—1.

జనాభా లెక్కలు సేకరించే టీచర్లు

ఆయారోజులలో బడులకు రానవసరంలేదని విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 9:— జనాభా లెక్కల సేకరణ కార్యక్రమానికి నియమింపబడిన ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందికి చెందిన ఇతరులు, మార్చి 1 నుంచి 5 వరకు తమ మామూలు ఉద్యోగాల నిర్వహణకు హాజరుకానవసరంలేదని, జనాభా లెక్కల సేకరణ శాఖ సూపరింటెండెంట్ సూచనపై విద్యాశాఖ డైరెక్టర్ నేడొక ప్రకటన కావించారు.

రష్యా ఉపగ్రహం

ఎడింబరో ఖగోళశాస్త్రజ్ఞులకు కనుపించినవైనం

ఎడింబరో, ఫిబ్రవరి 9:— నేటి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాలకు రష్యా ఉపగ్రహాన్ని గగనంలో వీక్షించినట్టు ఎడింబరో రాయల్ అబ్జర్వేటరీ ఖగోళశాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. పది నిమిషాలపాటు తాము ఈ ఉపగ్రహాన్ని వీక్షించామనీ, ఆపిదప ఉపగ్రహం మబ్బులలో దాగిపోయిందనీ ఎడింబరో ఖగోళశాస్త్రజ్ఞులు ప్రకటించారు. పశ్చిమంనుంచి ప్రాగ్దిశకు పయనం చేస్తూ ఉండగా తాము ఉపగ్రహాన్ని చూచామని ఖగోళశాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

తమ ఉపగ్రహాన్ని వీక్షించవలసిందిగా కోరుతూ మాస్కో ప్రభుత్వం నిన్నటిదినం ఎడింబరో శాస్త్రజ్ఞులకు ఒక టెలిగ్రాం పంపింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 9:— బహుమతి బాండ్ల మూడవ డ్రా హైదరాబాదులోని జూబ్లీ హాలులో 1961 మార్చి 1 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.

తెలంగాణాలో ఏడాదికి 5రోజులుమద్యనిషేధం

—:x:—

జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా అమలు చేయడానికి ఆంధ్ర ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 9:—

ప్రతి ఏడాది జాతీయ ప్రాధాన్యంగల అయిదురోజులలో తెలంగాణా ప్రాంతంలో మద్యనిషేధం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించింది.

ఈక్రింది రోజులలో మద్యనిషేధం అమలు చేయబడుతుంది.

రిపబ్లిక్‌దినం (జనవరి 26), గాంధిజీ వర్ధంతి దినం (జనవరి 30), గాంధిజీ అస్థికానిమజ్జనం కావించిన దినం (ఫిబ్రవరి 12), స్వాతంత్ర్యదినం (ఆగస్ట్ 15), గాంధిజీ జన్మదిన జయంతి (అక్టోబర్ 2)

చిన్న పరిశ్రమలమంత్రి శ్రీ కొండాలక్ష్మణ్ పై విషయాన్ని పత్రికా విలేఖరులకు తెలియజేశారు. ఈ ఉత్తర్వు జిల్లా అధికారు లందరికీ అందజేయబడినదని, మంత్రి అన్నారు.

ప్రతి ఏడాదిలో మద్యనిషేధం అమలు చేయబడే ఈ అయిదురోజులలో తెలంగాణా ప్రాంతంలో మద్య విక్రయ శాలలన్నీ మూసివేయ బడుతాయి.

జననం 26-3-1924. మరణం 3-2-61

శ్రీ సి. ఎతిరాజులునాయుడు బి.కాం., సుప్రసిద్ధ వ్యాపారస్థులు, భూస్వామి, చిత్తూరు,ఏ.పి. 3-2-61 తేదీ మరణించెను. ఈ జిల్లాలోని సహకార సంస్థలలో ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. చిత్తూరు, మర్చంట్సు అసోసియేషన్‌కు ప్రెసిడెంటుగా ఉన్నారు. ఆయన మృతికి తల్లి, భార్య, ఒక కుమారుడు, ముగ్గురు సోదరులు, అనేకమంది బంధువులు, మిత్రులు దుఃఖమున మునిగి ఉన్నారు.

ఉత్తరకర్మ 12-2-61 తేది జరుపబడును. ఆయన ఆత్మ శాంతిపొందుగాక.

సంగ్రహ ప్రకటన

ప్రకటన

నెల్లూరు మునిసిపాలిటీ

మునిసిపల్ మార్కెట్లు, గంజి ఖానాలు, బండ్లదొడ్లు, బస్టాండ్లు, లారీస్టాండు వగైరాలలో 1961-62 సం. లో రుసుము వసూలుచేయుహక్కును, మరియు మునిసిపల్ హద్దులలో అడ్వర్టయిజమెంటు బోర్డులు యుంచుకొనుట, మునిసిపల్ ఖాళీ స్థలములలో బంకులు యుంచుకొనుట, మద్రాసు బస్టాండు లోని కాఫీహొటలు బిల్డింగు 1-4-61 మొదలుకొని 3 సం. లు వాడుకొను హక్కున్నూ నెల్లూరు మునిసిపల్ ఆఫీసు యొద్ద 20-2-1961ది సోమవారం ఉదయం 9 గం. ల నుండి బహిరంగముగా వేలము వేయబడును. సదరు వేలము షరతులు, గుత్త నిబంధనలు వగైరాలు వివరములు మునిసిపల్ ఆఫీసు పనిచేయు కాలములో విచారించి తెలిసికొనవచ్చును.

టి. కమల విస్సు, కమిషనరు.

నోటీసు

యిందుమూలముగా తెలియజేయడమేమనగా విజయవాడ గవర్నరు పేటలో వెచ్చా ఆదినారాయణ పాలెపు జనార్దన్ అండ్ కంపెనీ, వారు ది. 30-12-1960 నుంచి వారి కల్పవ్యాపారము విరమించివేసినారు. సదరు కంపెనీ తాలూకు భాగస్తులందరూ విడిపోయినారు. లోగా యీ కంపెనీతాల్కు వ్యవహారములన్నియు చేయుచున్న శ్రీ పబ్బతి చక్రయ్యగారితో యితర భాగస్తులు ది. 30-12-1960 నుండి ఏవిధ సంబంధ లావాదేవీలున్నూ లేవు. కాన, సదరు 30-12-1960 తేదీ తర్వాతనుండి పబ్బతి చక్రయ్యగారు చేసెడి అన్ని వ్యవహారములకు వారే బాధ్యులుగాని, యితర భాగస్తులు ఎంతమాత్రం బాధ్యులు కానేరరు.

వెచ్చా ఆదినారాయణ, పాలెపు జనార్దన్

ప్రకటన

చిత్తూరు డిస్ట్రిక్టు ఎస్టేట్సు అబాలిషన్ ట్రిబ్యునల్ ఒ. పి. నెం. 35/61.

నామా చిరంజీవిశెట్టి వగైరాలు మనువుదార్లు

పై మనువుదార్లు జంగాలపల్లి అను గ్రామమును కట్టియుండు అడిషనల్ అడ్వాన్సు కాంపెన్‌జేషన్ రు 11467 తీసుకొనుటకు పై కోర్టులో మనువు దాఖలుచేసి యున్నారు. సదరు మనువు 25-2-61 తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేసియున్నది. ఆక్షేపణలు వున్నయెడల తెలుపుకొనవలయును.

కె. శంకరరెడ్డి, అడ్వకేటు.

అమ్మకం నోటీసు

ఆదోని మునిసిపాలిటి

మైసూరు స్టేటు, సిరుగుప్ప తాలూకా, తారవిల్ ఆదోని మునిసిపలు కవున్సిలుకు చెందిన భూములు,బిల్డింగులు, చింతచెట్లు, ఇతరచెట్లు తారవిల్‌లో బహిరంగముగా వేలములో 6-4-61 తేది ఉ. 11 గం. కు అమ్మబడును. వివరములు గల ప్లానులు యితర వివరములు మునిసిపలు ట్రెజరీలో రు. 10 చెల్లించి, పొందవచ్చును.

(సం). కె. వరసింహమూర్తి. కమిషనరు.

కావలెను

మెట్రిక్యులేట్లు కావలెను.

క్లర్కు గ్రేడు, రు. 125+10+250 వివరములకు బాక్సు నెం. 208 ఎం. ఆంధ్రప్రభ మద్రాసు-2.

టెండరు

సీలుచేసిన టెండర్లు ఈ క్రింది పనికి అనంతపురం జిల్లా పరిషత్తు, రిజిష్టరు కాంట్రాక్టర్ల వద్దనుండి 12-2-61 సా. 4-00 గం. వరకు పెనుగొండ జిల్లా పరిషత్తు, అసిస్టెంటు ఇంజనీరు ఆఫీసులో తీసుకొనబడును. టెండరు ఫారములు 8-2-61 నుండి 12-2-61 ఉ. 10-00 గం. వరకు దొరకును.

పనిపేరు: ధర్మావరం హైయర్ సెకండరీ స్కూలుకు రూములు కట్టుట.

ఎస్టిమేటు మొత్తము రు. 43,000/-
డిపాజిటు మొత్తము రు. 1075/-
టెండరు ఫారము ధర రు. 5-10

అసిస్టెంటు ఇంజనీరు, జిల్లా పరిషత్తు, పెనుగొండ.

శ్రీ శార్వరినామ సంవత్సర మాఘ బహుళ నవమి

1961 ఫిబ్రవరి 10, శుక్రవారం

నవమి ప. 8-29 దశమి తె: 5-50 వరకు
అనూ: ప: 9-46
వర్జ్యం ప. 2-59 నుండి 4-30 వరకు

ఆంధ్రప్రభ

1961 ఫిబ్రవరి 10 శుక్రవారం

జనాభా లెక్కలు

నేటినుంచి మార్చి 1వ తేదీ వరకూ దేశమంతటా జనాభా లెక్కల సేకరణ జరగబోతున్నది. దాదాపు పదిలక్షలమంది ఉద్యోగులు గురుతరమైన ఈ మహాకార్య నిర్వహణకు నియుక్తులయినారు. 1881 నుంచి ప్రతి పది సంవత్సరాలకూ ఒకసారి ఈ జనాభా లెక్కల సేకరణ మనదేశంలో జరుగుతూఉన్నది. ఆ రీతిగా ఇప్పుడుజరిగే సేకరణ పదియవది.

పూర్వకాలంలోకూడా మన దేశంలో జనాభాలెక్కలను సేకరించడం ఉండేదనడానికి కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రమాణం. రాజ్యాలు సువ్యవస్థితములై ఉన్నప్పుడు వివిధప్రయోజనాల నాశించి ఈ లెక్కలు తీయబడుతూ ఉండేవి. అవ్యవస్థ సంప్రాప్తించినపుడు ఇట్టి పనులకు వ్యాఘాతం కలగడం సహజం.

బ్రిటిషు హయాములో ఈ లెక్కల సేకరణకుండిన లక్ష్యాలు వేరు. ఇపుడు, స్వరాజ్యం సిద్ధించిన తర్వాత, పంచవర్ష ప్రణాళికలు నిర్వహించుకోవలసి ఉన్న పరిస్థితిలో, ఈ లక్ష్యాలు చాలా విస్తృతరూపం తాల్చాయి. మన శ్రేయస్సాధన దృష్ట్యా, మన స్థితిగతులను అనేకదృక్కోణాలనుంచి సవివరంగా తెలుసుకోవలసిన అవసరం ఈ నాడు మనకు ఎంతో ఉన్నది.

ఏ సమస్యను పరిష్కరించడానికైనా, ఏ పథకాన్ని తయారు చెయ్యడానికైనా సరియైన అంకెలతో వివరాలు తెలియడం అత్యంతావశ్యకం. చేపట్టిన పథకాలు ఎలా అమలు జరుగుతున్నవి, ఎట్టి ఫలితాలనిస్తున్నవి, ముందు కార్యక్రమం ఏవిధంగా నిర్ణయించుకోవాలి అనేవి తేల్చుకోడానికికూడా ఈ బహుముఖమైన విషయసంగ్రహణం తప్పనిసరియే.

భారతప్రభుత్వం అందుచేతనే ఈసారి జనాభాలెక్కలలో ఎన్నెన్నో విషయాలకు సంబంధించిన భోగట్టా సేకరించడానికి నిశ్చయించుకున్నది. దేశంలో ఉన్న దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాలకు, అందలి వ్యక్తులకు సంబంధించిన విస్తారమైన భోగట్టా ఇది. జనాభా సేకరణోద్యోగులు చాలా నిర్దుష్టంగా దీనిని సేకరించగలిగేటట్లు ప్రతివారూ విశేష శ్రద్ధతో ఇందుకు సహకరించడం అవసరం.

మొత్తం 13 ప్రశ్నలక్రింద ఈ భోగట్టా సేకరించబడుతూ ఉన్నది. ఒక్కొక్క ప్రశ్నలో ఎన్నో అవాంతర విభాగాలున్నాయి. సూక్ష్మాతిసూక్ష్మమైన ప్రభేదాలతో విషయ సంగ్రహం చెసే నిమిత్తం ఇన్ని విధాలుగా దీనిని సంకల్పించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ ప్రజల ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కళ్ళకు గట్టినట్టు ప్రతిబింబింపజేయడం దీని ఉద్దేశ్యం. నేర్పరులైనవారు పీటినిబట్టి మన ప్రణాళికలకు ఆవశ్యకమైన సారాంశాలను తేల్చవలసిన పని ఇంకా బోలెడు ఉంటుంది. ఏ సారాంశాలు తేల్చడానికైనా, ఆధారభూతంగాఉన్న లెక్కలు నిర్దుష్టమైనవిగా ఉండాలిగదా!

వ్యక్తుల ఆదాయ వ్యయాలను గూర్చిన లెక్కల సేకరణ ఈ ప్రణాళికలో ఒక ముఖ్యాంశం. రచ్చకెక్కుతుందనే భయంకొద్దీ యథార్థం కొందరు దాయవచ్చునుగనుక, ఈ లెక్కలను ఆదాయపుపన్ను వసూళ్ళకుగాని, న్యాయస్థానాల్లో సాక్ష్యానికిగాని వినియోగించడం జరగదని ప్రభుత్వం అభయహస్తమిస్తూ ఉన్నది. కనుక, ప్రతివారూ యథార్థమే చెప్పి మన దేశపరిస్థితిని యథాతథంగా తెలుసుకోడానికి మన కెల్లరికీ తగిన అవకాశాలు కల్పించడం అవసరం.

జనాభాలెక్కల సేకరణ అత్యంతపవిత్రమైన ఉద్యమం. దేవునియెదుట ప్రమాణం చెయ్యడం వంటిదే ఈ లెక్కలకు భోగట్టా అందివ్వడంకూడా. ప్రతివారూ దీని పవిత్రతను గుర్తించి, ఈ ఉద్యమాన్ని సర్వతోముఖంగా విజయవంతం చెయ్యగలరని ఆశిస్తున్నాము.

మొరార్జీతో సోవియెట్ మంత్రి సమావేశం

ఆర్థికసహాయంపై చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:-

సోవియెట్ విదేశ ఆర్థిక వ్యవహారాల మంత్రి స్కాచ్‌కోవ్ కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్‌ని కలుసుకొన్నారు. ఇరువురు 45 నిమిషాలపాటు సంభాషణలు జరిపారు.

అంతకుముందు ఇండియా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ యల్.కె. ఝా సోవియెట్‌మంత్రిని కలుసుకొన్నారు.

స్కాచ్‌కోవ్ రాకతో తృతీయప్రణాళికాకాలంలో సోవియెట్ రష్యా అందజేసే సహాయం గురించి సంభాషణలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇటీవలనే 60 కోట్ల రూబుళ్ల అప్పును యివ్వడానికి రష్యా అంగీకరించింది. ఈ అప్పును వినియోగించే విధానం గురించి సంభాషణలు జరుగుతాయి.

గుజరాత్‌లో నూనెశుద్ధి కేంద్ర స్థాపనకు, కాంబే ప్రాంతంలో నూనె ఉత్పత్తికి పరిశోధనలకు భాక్రా కుడికాల్వపై విద్యుచ్ఛక్తి కేంద్రనిర్మాణానికీ, రిఫ్రాక్టరీఉత్పత్తికీ, తదితర పరిశ్రమలకూ రష్యా ఋణాన్ని వినియోగిస్తారు.

ఒకవేళ సోవియెట్ రష్యా ఋణం తక్కువయ్యే పక్షంలో మిగిలిన ఖర్చునుకూడా రష్యాయే భరించగలదని భారతప్రభుత్వం ఆశిస్తున్నది.

చేనేతకు ప్రభుత్వ సహాయం

తృతీయ ప్రణాళికలో హెచ్చుమొత్తాలు కేటాయించగలమని ప్రణాళికా మంత్రి ప్రసంగం

విజయవాడ, ఫిబ్రవరి 8:-

ఇక్కడ గత నాలుగు రోజులుగా జరుగుచున్న చేనేత సప్తాహంలో నేటి సభలో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి ప్రసంగిస్తూ చేనేత పరిశ్రమకు ప్రభుత్వం సహాయపడగలదనీ తృతీయ ప్రణాళికలో హెచ్చుమొత్తాలు కేటాయించగలదనీ అన్నారు.

శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు.

మంత్రిగారు చేనేత కార్మికులంతా సహకార సంఘాలలో చేరి సంఘటితపడా లన్నారు.

శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి ప్రసంగిస్తూ చేనేత పరిశ్రమకు భారతదేశానిదే అగ్రస్థానమన్నారు. ప్రభుత్వ సహాయం వుంటే ఇంకా అభివృద్ధి గాంచగల దన్నారు.

శ్రీ కాశిన బసవరాజు అభినందనలు తెలిపారు.

ప్రాజెక్టుల యాత్రకు బయలుదేరిన పత్రికా ప్రతినిధులు

ఆంధ్రప్రభ కార్యాలయ సందర్శనం

విజయవాడ, ఫిబ్రవరి 9:-

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాజెక్టుల సందర్శనానికి బయలుదేరిన పత్రికా ప్రతినిధులు నిన్నరాత్రి ఆంధ్రప్రభ ఆఫీసుకు వచ్చారు. వచ్చినవారిలో శ్రీయుతులు బి. నాగేశ్వరరావు, పి. వామనరావు, ఎన్. రజాలీ, టి. ఎన్. ధార్, హాష్మి, సి. హెచ్.ఆచార్య, బి. ఏ. ఓజా, జి. ఎన్. వరదాచారి, ఎ. హనుమంతరావు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్రను ఏర్పాటు చేసింది. ప్రదేశ్ సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కె. లక్ష్మణశాస్త్రి కూడా ఈ బృందంవెంట ఉన్నారు.

రాజమండ్రిలో రష్యా స్పుత్నిక్ కనపడిన వైనం

రాజమండ్రి, ఫిబ్రవరి 9:-

భూ ప్రదక్షిణం చేస్తున్న రష్యా స్పుత్నిక్ "టైటన్"ను ఇక్కడ మొన్న తెల్లవారు జామున ఆకాశంలో ప్రొఫెసర్ దామెర్ల వెంకటరావు, వారి కుటుంబం చూడటం తటస్థపడింది.

అత్యంత ప్రకాశవంతమయిన ఆ స్పుత్నిక్‌ను ఇరవై నిమిషాలకు పైగా వారు చూడగలిగారని చెప్పారు.

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు-7

x

సంపూర్ణ స్వాతంత్ర్యోద్యమం

రచన: శ్రీ కొడాలి ఆంజనేయులు

1936లో ఫైజుపూరులో కాంగ్రెసుజరిగింది. దానికి అధ్యక్షుడు జవహరలాలునెహ్రూ. ఫైజుపూరు ఒక గ్రామం. 1934లో గాంధీజీ గ్రామపరిశ్రమల సంఘమును స్థాపించినప్పుడు భారతదేశము యొక్క స్వరూపం గ్రామాలలో ప్రత్యక్షమైనట్లు, నగరాలలోను పట్టణాలలోను ప్రత్యక్షం కాజాలదని ఆయనకు తోచినది. అందువలన నగరాలలో జరిగే కాంగ్రెసులకు గ్రామాలను రప్పించడంకంటె, గ్రామాలలో కాంగ్రెసులను జరిపించి, నగరాలను అక్కడకు రప్పించడం బాగావుంటుందని ఆయన భావించారు. అదృష్టవశంతో జరిగిన మొదటి కాంగ్రెసు ఫైజుపూరు కాంగ్రెసు. ఫైజుపూరు కాంగ్రెసులో, ఎన్నికలు, ప్రజాపరిషత్తు, శాసనసభలోని ఎన్నిక ప్రతినిధుల సమ్మేళనము, బ్రిటిష్ రాజు పట్టాభిషేక మహోత్సవములలో పాల్గొనకుండుట భారతదేశం ప్రతిఘటిస్తున్న 1935 రాజ్యాంగచట్టాన్ని బలవంతంగా ప్రవేశపెట్టదలచిన ప్రభుత్వచర్యకు ప్రతికూలంగా 1937 ఏప్రిల్ 1వ తేదీని దేశమంతటా జరుపవలసిన హర్తాళములను గూర్చి చర్చలుజరిగినవి. రాష్ట్రీయ ఎన్నికలు జరిగినపిమ్మట మంత్రిత్వ స్వీకరణ మునుగూర్చిన నిర్ణయం, అఖిలభారతకాంగ్రెసు సంఘం వారికి వదిలివేయబడినది.

1937 ఎన్నికలు

ఈ ఎన్నికలలో అయిదు రాష్ట్రాలలోని లెజిస్లేటివ్ అసెంబ్లీలలో, అనగా మద్రాసు, సంయుక్త రాష్ట్రాలు (ఇప్పుడు ఉత్తరప్రదేశ్) మధ్య రాష్ట్రాలు, బీహారు, ఒరిస్సా అసెంబ్లీలలో తదితర పక్షాలన్నీ యేకమయినా కాంగ్రెసుకు అధిక సంఖ్యాక స్థానాలు లభించినవి. బొంబాయి, బెంగాలు, అస్సాం, వాయవ్య సరిహద్దు రాష్ట్రాలలో తక్కిన అన్నిపక్షాలలోకీ కాంగ్రెసుపక్షం అగ్రస్థానం వహిస్తున్నది. సింధు, పంజాబు రాష్ట్రాలలో, కాంగ్రెసు తక్కిన పక్షాలన్నిటికంటెను అల్పసంఖ్యాక పక్షంగా గెలుపొందింది. మొత్తంపైన కాంగ్రెసుకు ఎన్నికలలో విజయం కలిగింది. ఎన్నికల తరువాత, కొత్తగా ఎన్నుకోబడిన కాంగ్రెసు శాసన సభ్యులు, తదితరకాంగ్రెస్ నాయకులూ సమావేశమైన పరిషత్తులోని వారందరు జాతీయ స్వాతంత్ర్యమునకు కృషిచేస్తూ భారత ప్రజానీకమునెడల విశ్వాసం కలిగివుంటామని ప్రమాణం తీసుకొన్నారు. ఈ ఎన్నికలలో జోక్యం కల్పించుకొని శాసనసభలలో కాంగ్రెసువాదులు ప్రవేశించిన ఉద్దేశం, నూతన రాజ్యాంగ చట్టాన్ని (1935 చట్టాన్ని) ప్రతిఘటించి విధ్వంసం చేయడానికే. కాంగ్రెసు శాసనసభ్యులు నిర్వర్తించవలసిన కార్యవిధానమును కూడా, కాంగ్రెసు వర్కింగు కమిటీవారు నిర్ణయించారు. కాంగ్రెసు పార్లమెంటరీపక్షాల వారందరూ భారత ప్రజలు తమ రాజ్యాంగచట్టమును తామే నిర్మించుకొనేటందుకు వీలుగా 1935 భారత రాజ్యాంగ శాసనమునుపసంహరింప బడేటట్టు చేయవలయునని ఢిల్లీలో సమావేశమయిన వివిధ రాష్ట్రాలకాంగ్రెస్ శాసన సభ్యుల పరిషత్తువా రాదేశించారు.

నూతన రాజ్యాంగచట్టం అమలులోకి తేబడిన 1937 ఏప్రిల్ ఒకటోతేదీ, ఆసేతు హిమాచలం జరిగిన శాంతియుత హర్తాళంతో కడచిపోయింది. కాంగ్రెసు పక్షంవారు అధిక సంఖ్యాకులుగా వచ్చిన రాష్ట్రాలలో, గవర్నర్లు తమ ప్రత్యేకాధికారాలను వినియోగించమనీ మంత్రుల సలహాలకు భిన్నంగా ప్రవర్తించమనీ హామీ యిస్తేగాని తాము మంత్రిత్వాలు స్వీకరించజాలమని పట్టుపట్టారు. ఇలా హామీలడగడం, శాస్త్రవిరుద్ధమని కొందరు రాజ్యాంగశాస్త్ర విపులులు, శాస్త్ర సమ్మతమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ చర్చ జరుగుతూండగానే అధిక సంఖ్యాకులుగా వచ్చిన కాంగ్రెసువారిని మినహాయించి, అల్పసంఖ్యాక పక్షాలవారితోనే కొన్ని రాష్ట్రాలలో మంత్రివర్గాలేర్పాటు చేయబడినవి. ఈ పద్ధతికి ప్రతికూలంగా దేశంలో పెద్ద ఆందోళనసాగింది. తరువాత రాజప్రతినిధి చేసిన ఒక ముఖ్య ప్రకటన నాధారంగా తీసుకొని 1937 జులై మొదటివారంలో, కాంగ్రెసు వారాహ్వానింపబడే యెడల మంత్రిత్వాలు పుచ్చుకోవచ్చునని కాంగ్రెసు వర్కింగు కమిటీ తీర్మానించింది. ఆతీర్మాన ఫలితంగా, బొంబాయి, మద్రాసు, సంయుక్త రాష్ట్రాలు, బీహారు, మధ్యరాష్ట్రాలు, ఒరిస్సా వాయవ్య సరిహద్దు రాష్ట్రాలలో కాంగ్రెసు మంత్రివర్గాలేర్పాటయినవి. తరువాత అస్సాంకూడా కాంగ్రెస్ మంత్రులతో కూడిన రాష్ట్రంతో కలిసింది. సింధు, తక్కిన కాంగ్రెసు రాష్ట్రాల అడుగుజాడలలో నడవడం ప్రారంభించింది.

1937లో కాంగ్రెసు జరుగలేదు. కాని ఒక అర్ధశతాబ్దంలో జరుగవలసినంత మార్పు ఒక్క యేడాదిలో జరిగింది. నూతన రాజ్యాంగచట్టంలో ఫెడరేషనుకు సంబంధించినభాగమునకు కాంగ్రెస్ ప్రతికూలత యెంతమాత్రమూ తగ్గ లేదు. కార్మికుల క్షేమమున కనుకూలమైన శాసనములను ప్రవేశపెట్టేటందుకు రాష్ట్రీయ కాంగ్రెసు మంత్రివర్గాలకు అ.భా. కాం. సం. వారు ఆదేశమిచ్చారు.

1938 ఫిబ్రవరిలో, హరిపురాలో కాంగ్రెసు జరిగింది. అధ్యక్షుడు సుభాస్ చంద్రబోసు. 1935 భారత రాజ్యాంగచట్టంలోని ఫెడరల్ రాజ్యాంగ భాగమును ఈ కాంగ్రెసు ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ తీర్మానించింది. హరిపురాకాంగ్రెస్ జరిగిన పిమ్మట భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణమునకై ఆందోళనసాగింది. 1938 జులై నెలలో ఆంధ్ర కేరళ దేశీయులు మద్రాసు రాష్ట్రమునుండి విడిపోవలయుననీ, బొంబాయి మద్రాసు రాష్ట్రములలోని కర్నాటకు లందరూ సమ్మేళనము కావలయుననీ కాంగ్రెసు వర్కింగు కమిటీ కడకు రాయబారం వెళ్లారు. వర్కింగు కమిటీవారు, కాంగ్రెసుకు తగిన అధికారం రాగానే భావిభారత రాజ్యాంగ ప్రణాళికలో ఈ సమస్యా పరిష్కారమునకు పూనుకొనగలమనీ ఈ సందర్భంలో దేశంయొక్క ప్రధాన సమస్య నుండి ప్రజల దృష్టిని మరలించునట్టి ఆందోళనకు ఇక ముందు పాల్పడవద్దనీ ఆ యా రాష్ట్రాలవారిని కోరుతూ తీర్మానించారు. హరిపురాధి కాంగ్రెస్ నుండి సంస్థాన ప్రజల సమస్య కూడా ప్రాముఖ్యత వహించింది. సంస్థానప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువకావడంచేతసంస్థానప్రజలకు, ఆ ప్రభుత్వాలకు పోరాటం తప్పని సరి అయింది. అప్పటినుండి భారత జాతీయ కాంగ్రెసు సంస్థాన ప్రజోద్యమంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించింది.

1939 మార్చిలో త్రిపురి కాంగ్రెసు జరిగింది. అధ్యక్షుడు సుభాష్ చంద్రబోసు. ఈ అధ్యక్షపదవి విషయంలో ఒక ముఖ్యసంఘటన నిక్కడ ఉదహరించవలసియున్నది. సాధారణంగా కాంగ్రెసు అధ్యక్షులను గాంధీజీ సూచించడం, అది కాంగ్రెసు ప్రతినిధులు ఆమోదిస్తూండడం జరుగుతూండేది. ఈ హరిపురా కాంగ్రెసుకు మౌలానా అబుల్‌కలాంఆజాదు ఉండడం ఉచితంగా ఉంటుందని గాంధీజీ అభిప్రాయపడ్డారు. ఆజాదు కూడా మొదట అందు కంగీకరించి తరువాత తనఅభిప్రాయం మార్చుకొన్నారు. తరువాత డాక్టరు పట్టాభిగారు సుభాస్‌బాబుతో పోటీచేయవలసిన పరిస్థితి యేర్పడింది. సుభాష్‌బాబు విజయం పొందారు. పట్టాభిగారి ఓటమి తన ఓటమియే నన్నారు గాంధీజీ, సుభాష్‌బాబు ఎన్నికకు పూర్వం, అప్పటి కాంగ్రెసు ప్రముఖ నాయకులు, ఫెడరేషనును ఆచరణలోకి తీసుకొని రావలెననే అభిప్రాయంలో వున్నట్లు ఆయన ప్రకటించి వుండడంచేత, రాజేంద్రబాబు, మౌలానా ఆజాదు, వల్లభభాయిపటేలు వంటివారి మనస్సులకు కష్టంతోచింది. సుభాష్‌బాబు ఎన్నికయిన పిమ్మట వీరెవ్వరూ ఆయన వర్కింగు కమిటీలో నుండేటందు కిష్టపడలేదు. అఖిల భారత కాంగ్రెసు సంఘంలో కూడ ఆయనకు అధికసంఖ్యాకు లనుకూలంగా నున్నట్లు తోచలేదు. అందువలన ఆయన తన అధ్యక్షపదవికి రాజీనామా ఈయక తప్పిందికాదు. తరువాత ఆయన స్థానంలో బాబు రాజేంద్రప్రసాదు అధ్యక్షులైనారు. పిమ్మట అఖిల భారత కాంగ్రెసు సభ్యు తీర్మానాలు, కొన్నిటియెడల అసమ్మతిని ప్రకటిస్తూ, సుభాష్‌బాబు అధ్యక్షతక్రింద వంగరాష్ట్ర కాంగ్రెసు సంఘం ఒక తీర్మానం చేసింది. దానిఫలితంగా సుభాష్‌బాబుమీద, కాంగ్రెసు వర్కింగు కమిటీ క్రమశిక్షణ చర్య తీసుకోవడంకూడా జరిగింది. కాంగ్రెసు చరిత్రలో ఇంతకంటె దురదృష్టకరమైన సంఘటన ఇంకొకటి ఎన్నడూ జరుగలేదని చెప్పవచ్చును. 1939 కాంగ్రెసులో జవహరలాల్‌చే ప్రతిపాదింపబడిన నేషనల్ డిమాండు తీర్మానం అంగీకరింపబడింది. 1939 సెప్టెంబరు ఒకటోతేదీని యుద్ధం ప్రారంభమయింది. మూడవ తేదీని ఇండియా యుద్ధంలో ప్రవేశించినట్లుగా ప్రకటన జరిగింది. కాంగ్రెసు మంత్రులకుగానీ, కాంగ్రెసు నాయకులకుగానీ తెలియకుండానే ఈ ప్రకటన జరిగింది. కాంగ్రెసు తీర్మానాలకు ప్రతికూలంగా భారత సైన్యాలు విదేశాలకు పంపబడ్డవి. ఈ పరిస్థితులను గమనించి కాంగ్రెసు పార్లమెంటరీబోర్డువారు కాంగ్రెసుమంత్రులను రాజీనామా ఈయవలసిందని ఆదేశించారు. 1939 అక్టోబరు 31వ తేదినాటికి కాంగ్రెసుమంత్రులు రాజీనామా యిచ్చారు. మంత్రులు రాజీనామా లిచ్చిన తక్షణం నవంబరు ఒకటో తేదిని గాంధీజీని రాజప్రతినిధి ఆహ్వానించాడు. గాంధీజీతో రాజేంద్రబాబు కూడా వున్నారు. జిన్నాకూడా వైస్రాయి మందిరంలో ఉన్నారు. జిన్నాగాంధీజీలు కూడా పరస్పరం మాట్లాడుకొన్నారు. కాని వీరిద్దరికీ శ్రుతి కలియలేదు. అప్పుడు రాజప్రతినిధి గాంధీ జిన్నాల నుద్దేశించి "కేంద్రంలోను, రాష్ట్రాలలోనూ కూడా కాంగ్రెసు ముస్లింలీగులు కలిసి పనిచేయడానికి వీలుంటుందేమో సంప్రదిద్దామని మిమ్ములను పిలిచాను. ఆలోచించండి" అన్నాడు. ఇందువల్ల కాంగ్రెసుకు అధిక సంఖ్యాక బలమున్న ఎనిమిది రాష్ట్రాలలోనూ కూడా ముస్లింలీగువారి ఆధ్వర్యాన్ని ప్రవేశపెట్టేటందుకు వైస్రాయి ఆలోచిస్తూండినాడన్న సంగతి అర్థమయింది.

ఇది ఇలా ఉండగా కాంగ్రెసు ప్రభుత్వాలు రాజీనామా ఈయగానే నవంబరు 22ను ముస్లింలీగువారు 'విముక్తదినం' (డెలివరెన్సు డే) గానూ, ప్రార్థనాదినంగానూ జరిపారు. తరువాత సర్ స్టాఫర్డు క్రిప్సుఇండియాకువచ్చి గాంధీ, నెహ్రూ పటేలులతో దీర్ఘసంభాషణలు, రాయబారాలు నడిపి, గాంధీజీ వివరంగా తయారుచేసి యిచ్చిన ఒక విజ్ఞప్తినికూడా తీసుకొని ఇంగ్లాండుకు తిరిగి వెళ్లాడు.

1940 మార్చిలో రామఘర్‌లో కాంగ్రెసు జరిగింది. అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాదు. భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యంతో తప్ప యింకేవిధంగాను సంతృప్తిపడజాలదని జవహరలాలు నెహ్రూ ప్రతిపాదించిన తీర్మానం ఈ కాంగ్రెసులో యేకగ్రీవంగా అంగీకరింపబడింది. 1940 జనవరి 26వ తేదీన అన్ని బహిరంగసభలలోను క్రొత్తగా సంపూర్ణ స్వాతంత్ర్యప్రమాణం తీసుకోవలసిందని కాంగ్రెసు ఆదేశించింది.

బ్రిటిష్ ప్రభుత్వానికి కాంగ్రెసుకు యుద్ధ సహాయం విషయంలో ఎంత ప్రయత్నించినా యేమీ రాజీకుదరలేదు. తుదకు సామ్రాజ్య యుద్ధానికి ఇండియా ధనాన్నికానీ, మనుష్యులను కానీ సరఫరా చేయడం తప్పని భావించింది కాంగ్రెసు. ఈలోగా "ప్రతి బ్రిటిష్ దేశీయునకూ" అనే శీర్షికతో గాంధీజీ, బ్రిటిష్ వారిని యుద్ధం విరమించవలసిందని కోరుతూ ఒక ఉత్తేజకరమైన బహిరంగలేఖ ఒకటి వ్రాశారు. అక్టోబరు 17వ తేదిని యుద్ధానికి ప్రతికూలంగా సత్యాగ్రహం ప్రారంభింపవలయునని నిర్ణయింపబడింది. ఇది సమష్టి సత్యాగ్రహం కాదు. వ్యష్టి సత్యాగ్రహం. మొట్టమొదటి సత్యాగ్రహి వినోబా భావే. "బ్రిటిష్‌వారి ఈ యుద్ధప్రయత్నాలకు మనుష్యులనూ, డబ్బునూ సహాయం చేయడం తప్పు. అన్ని యుద్ధాలను అహింసాయుతంగా నిరోధించడమే యుద్ధానికి తగిన ప్రతిక్రియ" ఇది సత్యాగ్రహప్రమాణం. రెండవ సత్యాగ్రహి జవహరలాల్ నెహ్రూగా నియమింపబడ్డారు. ఈ ప్రమాణాన్ని బహిరంగసభలలో ఉచ్చాటించబోతున్నట్లు ముందు స్థానికాధికారులకు సత్యాగ్రహి తెలియచేయాలి. ఈ విధంగా కాంగ్రెసుసంస్థలలో ఎన్నుకోబడిన సభ్యులు, కాంగ్రెసు శాసన సభ్యులు, కాంగ్రెసు స్థానిక సంస్థల సభ్యులు, అందరూ సత్యాగ్రహులుగా యుద్ధప్రతికూలనినాదములు చేయవలయునని నిర్ణయింపబడినది. ఇది 1941, 1942 సంవత్సరాలలో కొంతకాలంవరకు జరిగింది. అనేక మంది ప్రముఖ కాంగ్రెసువాదు లీ సందర్భంలో తిరిగి కారాగారములకు జరిమానాలకు గురికావలసి వచ్చింది.

(సశేషం)

ఉత్తర లావోస్‌లో తాత్కాలిక ప్రభుత్వం

తనపేరిట ఏర్పాటుచేసినందుకు సౌవన్నఫౌమా ఆమోదించినట్టువార్త

(ఆంధ్రప్రభ విలేఖరి)

సైగాన్, ఫిబ్రవరి 8:-

ఉత్తర లావోస్‌లోని క్సియాంగ్ కవాంగ్ నగరంలో గతవారం తనపేరిట ఏర్పాటు చేసిన 'లావోస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని' కంబోడియాలో ప్రవాసం ఉంటున్న ప్రిన్సు సౌవన్న ఫౌమా ఆమోదించారు. న్యూచైనా న్యూస్ఏజెన్సీ ఈ వార్తను ప్రకటించింది.

ప్రిన్సు సౌవన్నఫౌమాక్రింద పనిచేసిన ముగ్గురు మంత్రులు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే క్సియాంగ్ కవాంగ్ నగరాన్ని సౌవన్న ఫౌమా దర్శించగలరని తెలుస్తున్నది.

క్సియాంగ్‌కవాంగ్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ఖాన్‌సేక్ కయోలా, క్వినిమ్ ఫోల్సేను, చామ్కే సౌవాంగ్ అను ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరిలో ఖాన్‌సేక్ కియోలా తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.

కాంబే నూనెగనుల ఉత్పత్తి

స్పష్టంగా పేర్కొనలేమని కేంద్రమంత్రి వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:-

అంకాలేశ్వర్, కాంబే నూనెగనులలో 45 నుండి 55 మిలియను టన్నుల పెట్రోలు లభింపగలదని రుద్రసాగర్ ప్రాంత సిబ్‌సాగర్ ప్రాజెక్టు అధికారి కావించిన ప్రకటనపై కేంద్ర నూనెగనులమంత్రి శ్రీ మాలవియా వ్యాఖ్యానిస్తూ, వీటి ఉత్పత్తిని గురించి ఏమీ యిప్పుడప్పుడే చెప్పలేమనీ, కనుక అధికార ప్రకటన అపార్థాలకు తావు యిస్తున్నదనీ పేర్కొన్నారు. ఆప్రాంతంలో ఎన్నో నూతులు త్రవ్వాకాని, ఎన్ని మిలియనుల పెట్రోలులభింపగలదో చెప్పటం కష్టమని ఆయన అన్నారు.

"డచ్‌ప్రభుత్వ విజ్ఞప్తిని గుర్తించం"

ఇండోనీషియా విదేశాంగ మంత్రి ప్రకటన

జకార్తా, ఫిబ్రవరి 9:-

బ్రిటిష్ రాయబారిద్వారా డచ్ ప్రభుత్వం అందజేసిన మెమోరాండమ్‌ను తాము అంగీకరించబోమని ఇండోనీషియా విదేశాంగమంత్రి డాక్టర్ సుబాండ్రియో నిన్న ప్రకటించారు. డచ్ ప్రభుత్వంతో తమ దవుత్య సంబంధాలు లేనందున ఆనటీ మెమోరాండమ్‌ను తాము పరిగణించబోమన్నారు.

డచ్ న్యూగినియా గురించి ఈ మెమోరాండమ్‌ను సమర్పించి ఉంటారని తెలుస్తున్నది.

ఈ మెమోరాండమ్‌ను సమర్పించడంలో తాము కేవలం పోస్టు ఆఫీసులాగా వ్యవహరించామని బ్రిటిష్ రాయబార కార్యాలయ ప్రతినిధి అన్నారు.

భారత విమాన తపాలా సర్వీసు స్వర్ణోత్సవం

ఫిబ్రవరి 18వ తేదీన

అలహాబాద్, ఫిబ్రవరి 9:-

భారత విమాన తపాలా సర్వీసు స్వర్ణోత్సవం ఫిబ్రవరి 18వ తేదీన జరుగుతుంది. ఈ సందర్భంగా కేంద్ర రవాణామంత్రి డాక్టర్ పి. సుబ్బరాయన్, కేంద్ర పరిశ్రమలమంత్రి శ్రీ లాల్ బహదూర్‌శాస్త్రి ఇక్కడకు విచ్చేయగలరని తెలుస్తున్నది.

ఆరోజు సాయంత్రం 5 గంటలకు హింద్ ప్రావిన్షియల్ ఫ్లైయింగ్‌క్లబ్బుకు చెందిన ఒక విమానం సుమారు 50 వేల వస్తువులతోకూడిన తపాలాను అలహాబాద్ ఫోర్టు ప్రాంతంనుంచి ఇరమత్‌గంజ్‌కు కొనిపోతుంది. అక్కడినుంచి ఆతపాలాను నైనిఫోస్టాఫీసుకు రహదారి మార్గాన తీసుకునిపోతారు. నైని నుంచి ఆ తపాలా దేశమంతటకూ పంపబడుతుంది. భారతదేశంలో విమాన తపాలా సర్వీసు ప్రప్రథమంగా 1911 ఫిబ్రవరి 18వ తేదీన ఫోర్ట్ ప్రాంతం, నైనిల మధ్య ప్రారంభమయింది.

కాంగో సమస్య పరిష్కారానికి ఆఫ్రేషియన్ రాజ్యాల కృషి

:x:

తీర్మాన ప్రతిపాదనకు యోచన

మిత్రరాజ్యసమితి కార్యాలయం, న్యూయార్క్, ఫిబ్రవరి 9:-

కాంగో సమస్యపై భద్రతాసంఘం చర్చలో ప్రముఖంగా పాల్గొన్న ఆఫ్రేషియన్ రాజ్యాలు అక్కడి పరిస్థితిని కట్టుదిట్టంగా చక్కబరచడానికి తోడ్పడగలదనే విశ్వాసంతో ఒక తీర్మానాన్నిగురించి పరిశీలిస్తున్నవని తెలుస్తున్నది.

ఏకగ్రీవాభిప్రాయ సేకరణలో ఎదురౌతున్న చిక్కుల దృష్ట్యా యిక్కడి దవుత్య ప్రతినిధులు ఈసందర్భంలో ఏవిధమైన జోస్యమైనా చెప్పడానికి సంకోచిస్తున్నప్పటికీ మొత్తంమీద వాతావరణం ఆశావహంగానే వున్నట్లు తోస్తున్నది.

సమితిలోని ఇండియా ప్రతినిధి శ్రీ సి. ఎస్. ఝా నేడు యునైటెడ్‌అరబ్ రిపబ్లిక్ ప్రతినిధి శ్రీ ఓమర్ లౌఫీని కలుసుకొన్నాడు. సమితిలోని అమెరికన్ ప్రతినిధి శ్రీ స్టీవెన్‌సన్ సమితిలోని యితర సభ్యులతో పరిచయాల నిమిత్తం చేస్తున్న విందులలో ఆయన పాల్గొంటున్నాడు కూడ.

కాసబ్లాంకా సభ రాజ్యాలు రేపు తమలోతాము ఈ సమస్యను గురించి చర్చించుకొంటున్నవి.

సమితి సెక్రెటరీ జనరల్, ఇండియా అమెరికాల ప్రతినిధులు కలసి కాంగో సమస్యాపరిష్కారానికి రూపొందిస్తున్న ప్రతిపాదనల విషయంలో ఆందోళనపడుతున్న ప్రెసిడెంట్ కసావుబూకు అనుకూలంగా ఫ్రాన్సు కొందరు సభ్యులను కూడగట్టుకొనడానికి యత్నిస్తున్నట్లు లాబీ సంభాషణలు సూచించాయి.

బ్రిటన్ వైఖరి అనిశ్చితంగా ఉంది. వచ్చే వారంలో ఏదో ఒక సమయానికి యిక్కడ యితరత్ర జరుగుతున్న కృషి ఫలితంగా మరింత స్పష్టమైన పరిస్థితి ఏర్పడవచ్చునను కొంటున్నారు.

లువాండాలో నూరుమంది అరెస్టు

లిస్బన్, ఫిబ్రవరి 9:-

అంగోలా రాజధాని లువాండాలోని ప్రభుత్వ కార్యాలయాలపై గత శనివారంనాడు జరిగిన దాడుల సందర్భంగా 100 మంది అరెస్టయినారని లూసిటానియా న్యూస్ ఏజెన్సీ నిన్న రాత్రి ప్రకటించింది.

దాడులలో సుమారు 180 మంది పాల్గొని వుండవచ్చునని కూడ ఈ ప్రకటన తెలుపుతున్నది.

డిగోల్, బోర్గిబా సమావేశం ఏర్పాటు

రాబోయే పదిరోజులలో సంభవమట

పారిస్, ఫిబ్రవరి 8:-

టునీషియా సమాచార శాఖామంత్రి మహమ్మద్ మస్మోదీ ఇవాళ ఫ్రెంచి ప్రెసిడెంట్ డిగోల్‌ను కలుసుకున్నారు. డిగోల్ టునీషియన్ ప్రెసిడెంట్ బోర్గిబాల సమావేశం ఏర్పాటును గురించి యింకా వివిధమయిన ఇతర సమస్యలను గురించి తాము సంభాషణలు జరిపినట్లు శ్రీ మస్మోదీ దరిమిలా తెలియజేశారు.

స్విట్జర్లాండుకు బోర్గిబావచ్చిన తరువాతతాను అక్కడకు వెళ్ళి పారిస్‌లో తన సంభాషణల ఫలితాలను వివరించి డిగోల్‌ను బోర్గిబా కలుసుకునే తేదీని నిర్ణయించా అనుకుంటున్నానని ఆయన తెలియజేశారు.

డిగోల్, బోర్గిబా సమావేశం రాబోయే పది రోజులలో జరుగవచ్చునని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

రష్యా కోరికకు సూడాన్ తిరస్కృతి

కాంగోకు తన భూభాగంమీదుగా మందులసరఫరాల రవాణా సందర్భంలో

లండన్, ఫిబ్రవరి 8:-

సూడాన్ భూభాగంమీదుగా కాంగోకు ఆహారపదార్థాలు, మందులు పంపడానికి అనుమతించవలసిందన్న సోవియట్ యూనియన్ కోరిక నిన్న తిరస్కరించింది.

కాంగోకు అటువంటి సహాయం మిత్రరాజ్యసమితిద్వారా జరగడం సముచితమని భావించినందువల్లనే తాము రష్యా కోరికను తిరస్కరించామని సూడాన్ తన ప్రకటనలో పేర్కొన్నది.

ఈ సరఫరాలు శ్రీ లుముంబా అభిమానుల చేతిలో పడగలవని పరిశీలకులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ సోషలిస్టు సదస్సు

మార్చి 22వ తేదీనుండి ఢిల్లీలో ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:-

అభివృద్ధి చెందిన, అభివృద్ధిచెందుతున్నదేశాలలో సోషలిజం సిద్ధాంతాల, వ్యవస్థీకరణకు సంబంధించిన విషయాలు, తదితర విషయాలు ఇక్కడ మార్చి 22నుంచి పదిరోజులపాటు జరుగనున్న సదస్సులో చర్చించబడుతాయి. ఈసదస్సు అంతర్జాతీయ సోషలిస్టుసంస్థ ఆధ్వర్యంలోజరుగుతుంది.

ఈ సదస్సులో భారత ప్రతినిధిగా శ్రీ అశోక్ మెహతాపాల్గొంటారు. ఇంకా ఆస్ట్రియా, బ్రిటన్ ఫ్రాన్సు, ఇజ్రాయిల్, పశ్చిమ జర్మనీ, స్వీడన్, స్విట్జర్లండ్ దేశాల సోషలిస్టు ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.

భారత ప్రతినిధివర్గంలో ఇంకా శ్రీయుతులు నాథపాయ్, ఎం. ఎస్.గురుపాదస్వామి, హేమ్ బారువా, దండావతే, జి. జి. పరీఖ్, కుమారి విజయలక్ష్మి కూడా వుంటారు.

"మైత్రి" వ్యవసాయ క్షేత్రం

పెకింగ్, ఫిబ్రవరి 9:-

సోవియట్ సహాయంతో నవచైనాలో "మైత్రి" అనే పెద్ద ప్రభుత్వ క్షేత్రం నిర్మించబడింది. దేశమంతటిలోకీ ధాన్యం పండించే పెద్ద క్షేత్రం ఇది.

ఈక్షేత్రంలో సాగుభూమి 50,000 హెక్టర్లకు పైగా వుంది. ఇక్కడ 50,000 పందులు, 2,000 ఆవులు, సుమారు 2,00,000 కోళ్ళు పెంపబడుతున్నాయి.

చైనాలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన సుమారు 6,000 మంది అక్కడ శిక్షణ పొందారు. ఈ ప్రభుత్వక్షేత్రానికి చెందిన రైతులు, యంత్రచోదకులు, పశుపోషకులు దేశంలోగల వివిధ ప్రభుత్వక్షేత్రాలకు వెళ్ళి అక్కడివారికి అభ్యుదయకర సోవియట్ వ్యవసాయ పద్ధతులను గూర్చి విశదీకరిస్తూవుంటారు. (టాస్)

కెన్నెడీ కృషి పట్ల ఇతర పశ్చిమ దేశాల ఆందోళన

కాంగో సమస్యాపరిష్కారం విషయంలో

వాషింగ్టన్, ఫిబ్రవరి 8 -

కాంగో సమస్యా పరిష్కారానికిగాను ప్రెసిడెంట్ కెన్నెడీచేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యంగా శ్రీ పాట్రిస్ లుముంబాను విడుదల చేయాలని ఆయన చేస్తున్న సూచన ఇతర పశ్చిమ దేశాలకు కొంత ఆందోళన కలిగిస్తున్నట్లు దౌత్య వర్గాలవారు ఇవాళ తెలియజేశారు.

కాంగో ప్రథమ ప్రధానమంత్రి శ్రీ లుముంబా ప్రెసిడెంట్ మోయ్‌సె షోంబె ఆధ్వర్యాన కాంగో నుంచి విడిపోయిన కటంగా రాష్ట్ర రాజధాని అయిన ఎలిజబెత్‌విల్లికి సమీపాన ఖైదులో వున్నారు.

కాంగోలో పరిస్థితిని చక్కబరచడానికిగాను మిత్రరాజ్యసమితిలో అమెరికా ప్రస్తుతం జరుపుతున్న కృషికి పశ్చిమ దేశాలవారు ఆమోదించ వచ్చుననీ, అయితే వారు ఈ కృషి విషయంలో ఆట్టే ఉత్సాహాన్ని ప్రదర్శించకుండా వారిలా చేయవచ్చుననీ ఈ వర్గాలవారన్నారు.

శ్రీ లుముంబాను విడుదల చేయాలనే ప్రతిపాదనను బెల్జియం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయనను విడుదల చేసినమీదట జరుగతగ్గ పరిణామాలపట్ల ఇతర దేశాలవారు విరాశాపూరితులై వున్నారని ఇక్కడి దవుత్య ప్రతినిధులన్నారు.

ఆఫ్రికా-ఆసియాబృంద తీర్మానం

ఆఫ్రికా - ఆసియా బృందంలోని కొందరు భద్రతాసంఘంలో ప్రతిపాదించ దల్చుకున్న తీర్మానం ముసాయిదా విషయమై ఆ బృందంలో చీలికలు ఏర్పడినట్లు తెలుస్తున్నది.

శ్రీ లుముంబాను, ఆయనతోపాటు నిర్బంధించబడిన ఇతర కాంగోలీస్ నాయకులను తక్షణం విడుదల చేయాలనీ, పార్లమెంటును తిరిగి సమావేశ పరచాలనీ, కాంగోనుంచి బెల్జియం సైన్యాలన్నిటి ఉపసంహరణ జరగాలనీ ఈ తీర్మానం కోరుతుందని ఈ బృందానికి సన్నిహిత వర్గాలవారివల్ల తెలుస్తున్నది.

రోదసిలోకి మనుష్యుని ప్రయోగం

అమెరికా ఒక నిర్ణయానికిరాలేదని ప్రకటన

వాషింగ్టన్, ఫిబ్రవరి 9:-

రోదసిలోకి మనుష్యుని పంపే విషయమై ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదని అమెరికా జాతీయ రోదసీ వ్యవహారాల సంస్థ ప్రతినిధి నిన్న ప్రకటించారు. త్వరలోనే అమెరికా మనుష్యుని రోదసిలోకి పంపడానికి ప్రయత్నించగలదని ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంనుండి వెలువడిన వార్త నిజంకాదని ఆయన అన్నారు.

ఆరువారాలలోపల అమెరికా మానవుని వినువీధిలోకి పంపగలదని బెండిక్స్ రేడియో కార్పొరేషన్ ప్రతినిధి వారెన్‌హాక్ అన్నట్లు సిడ్నీనుండి ఒక వార్త వెలువడింది.

ప్రెసిడెంట్ ప్రసాద్‌తో పాకిస్తాన్ విద్యామంత్రి సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:-

పాకిస్తాన్‌విద్యామంత్రి శ్రీ హబిబుర్ రహమాన్ నిన్న ఇక్కడ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్‌ను కలుసు కొన్నారు.

నిన్న ఇక్కడ ప్రారంభమయిన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ పోటీని తిలకించే నిమిత్తం, భారత ప్రభుత్వం ఆహ్వానంపై ఆయన ఇండియాకు విచ్చేశారు.

ఆయన నేటి ఉదయం రాజఘాట్‌లో విద్యామంత్రి డాక్టర్ శ్రీమాలిని కలుసు కొన్నారు. అనంతరం ఆయన ప్రధాని నెహ్రూ నివాసంలో శ్రీమతి ఇందిరాగాంధిని కలుసుకొన్నారు. రాత్రి ఆయన గౌరవార్థం డాక్టర్ శ్రీమాలి విందు చేశారు.

తృతీయ ప్రణాళిక తొలి వత్సరంలో 57 కొత్త రేడియో ట్రాన్స్‌మిటర్లు

రు.3.39 కోట్లఖర్చుతో ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర సమాచార మంత్రి శ్రీ కేస్కర్ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:— తృతీయ ప్రణాళిక తొలి సంవత్సరంలోనే దేశమంతటా మొత్తం 57 కొత్త రేడియో ట్రాన్స్‌మీటర్లను నెలకొల్పగలమని కేంద్ర సమాచార మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ నేడు ప్రకటించారు.

పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ వీనిలో 55 మీడియమ్ వేవ్ ట్రాన్స్‌మీటర్లు ఉండగలవని వెల్లడిచేశారు.

రేడియో ప్రసార సౌకర్యాలు లేని ప్రాంతాల నిమిత్తం ఈ కొత్త ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి నిమిత్తం 3.39 కోట్ల రూపాయలు ఖర్చుకాగలదని డాక్టర్ కేస్కర్ పేర్కొన్నారు.

మీడియమ్ ట్రాన్స్‌మిటర్లద్వారా రేడియో ప్రసారాలు జరిగే ప్రాంతాన్ని నూటికి 37 నుండి 61 వంతులవరకు పెంచే లక్ష్యంతోనే ఈ కొత్త స్టేషన్లను దేశమంతటా నెలకొల్పటం జరుగుతున్నదని వివరించారు.

కొత్త స్టేషన్లను నెలకొల్పిన అనంతరం మీడియమ్ స్టేషన్ల రేడియో ప్రసారాలను వినే వారి సంఖ్య నూటికి 55 నుండి 74 వరకు పెరుగగలదని, దీనితో జనాభాలో ఎక్కువ భాగానికి ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండగలవని డాక్టర్ కేస్కర్ అన్నారు.

ఉజ్జాయింపుతోనే ఈ లెక్కలు తయారు చేశామని, మీడియమ్ స్టేషన్లద్వారా జరిగే రేడియో ప్రసారాలు ఎక్కువప్రాంతాలకు వినిపించే అవకాశం కలదన్నారు.

ప్రస్తుతం దేశంలో 65 రేడియో ట్రాన్స్‌మిటర్లు ఉన్నాయి. విదేశాలకు ఉద్దేశించిన ప్రసారకేంద్రాలుకూడా యిందులోకలిసిఉన్నాయి. వీనిలో 35 మాత్రమే మీడియమ్ వేవ్ ట్రాన్స్‌మిటర్లు. మిగిలినవి షార్ట్‌వేవ్ కేంద్రాలు.

మణిపూర్, అండమాన్స్, డార్జిలింగు, సిక్కిమ్ ప్రాంతాలలో నెలకొల్పే మూడు ట్రాన్స్‌మిటర్లు తప్ప మిగిలినవన్నీ ప్రధాన కేంద్రాల కార్యక్రమాలను తిరిగి ప్రసారం చేయడానికి వీలుగా రిలే స్టేషన్లుగా వ్యవహరించగలవని డాక్టర్ కేస్కర్ వివరించారు.

ఈ ట్రాన్స్‌మిటర్లు ప్రధాన కేంద్రాలకు అనుబంధంగా వివిధ ప్రాంతాలలో నెలకొల్పబడగలవన్నారు.

57 కొత్త స్టేషన్లలోను 24 కేంద్రాలు వివిధ్ భారత్ కార్యక్రమాలను తిరిగి ప్రసారం చేస్తాయి.

'వివిధ్ భారత్' కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా ఢిల్లీలోనే ఒక మీడియమ్ ట్రాన్స్‌మిటర్‌ను ఏర్పాటు చేస్తారు.

'వివిధ్ భారత్' కార్యక్రమాలను ప్రసారం చేసే రిలేస్టేషన్లు కాక, ఈ క్రింది ప్రాంతాలలో మీడియమ్ వేవ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

స్టేషన్ల పేర్లతరువాత బ్రాకెట్లలో ఎన్ని కిలోవాట్ల శక్తిగల కేంద్రాలు ఏర్పాటు చేసేది యివ్వడం జరిగింది.

హైదరాబాదు (20), కడప (20), విశాఖపట్నం (10), రాంచి (5), రాజకోట్ (20), ఢిల్లీ (100), త్రివేండ్రమ్ (20), కోజికోడ్ (10), జబల్పూరు (50), రాయపూర్ (20) గ్వాలియర్ (5), భోపాల్ (1), తిరునల్వేలి (5), పాంగ్లీ (20), పార్భాని (20) పూనా (20), గుల్బర్గా (20), భద్రావతి (20) ధార్వార్ (10), సంబల్‌పూర్ (20) జయపూర్ (20), అజ్మీర్ (50), బికనీర్ (10), ఉదయపూర్ (5), అగర్తాలా (10), వారణాసి (10) రాంపూర్ (10), సిలిగురి (20), నర్సియాంగ్ (2) పోర్టుబ్లేర్ (1) ఇంఫాల్ (1).

హైదరాబాద్, విజయవాడ, గౌహతి, పాట్నా, జంషెడ్‌పూర్, రాంచి, రాజకోట, బరోడా త్రివేండ్రం, కోయంబత్తూరు, కోజికోడ్, ఇండోర్, భోపాల్, పూనా, నాగపూర్, ధార్వార్, కటక్, అమృత్‌సర్, ఝండీఘర్, జయపూర్, జోద్‌పూర్, అజ్మీర్, అలహాబాద్, నగరాలలో ఏర్పాటు చేసే ట్రాన్స్‌మిటర్ కేంద్రాలు ఢిల్లీ నుండి వచ్చే వివిధ భారత్ కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేస్తాయి.

శ్రీ ఆల్వార్‌స్వామి మరణం

హైదరాబాద్, ఫిబ్రవరి 8:— శ్రీ వట్టికోట ఆల్వార్ స్వామి హృద్రోగం వల్ల మొన్న మరణించారు. సికింద్రాబాద్‌లో వీరొక సాంఘిక కార్యకర్త. హైదరాబాద్ సిటీ కమ్యూనిస్టు కౌన్సిల్ సభ్యుడు. వీరి వయస్సు 47 సంవత్సరాలు. ఆంధ్ర మహాసభలో వీరు 1944 నుంచి పని చేశారు.

వాషింగ్టన్, ఫిబ్రవరి 9:— ప్రెసిడెంట్ కెన్నెడీ, ఆయన సతీమణి నిన్న రాత్రి వైట్‌హవుస్‌లో విదేశరాయబారులకు తొలిసారిగా విందు చేశారు.

"అణ్వస్త్ర పరీక్షలను విరమింపచేయాలి"

ప్రపంచ ఆరోగ్యసంస్థ 14 వ సమావేశానికి పలుపురు ప్రతినిధుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:— "ప్రపంచ ఆరోగ్యసంస్థవంటి మానవతా స్వభావంగల సంస్థల కృషిని అపహాస్యం చేస్తున్న" అణ్వస్త్ర పాటవ పరీక్షలను తక్షణం విరమించాలని విజ్ఞప్తిచేస్తూ ప్రకటన గావించవలసిందని పలువురు ప్రతినిధులు నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ 14 వ సమావేశాన్ని కోరారు.

సహారాలో జరుగుతున్న అణ్వస్త్ర పరీక్షలకు తనదేశం ఎంతో చింతిస్తున్నదని నైజీరియా ఆరోగ్యమంత్రి శ్రీ డబ్ల్యు. ఇబ్రహీం తెలియజేశారు. ఈ కొత్త ప్రమాదం నుంచి మాకు ఎట్టి రక్షణ లేకుండాపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మమ్మల్ని ఈ ప్రమాదం నుంచి కాపాడగలదని ఆశిస్తున్నాము.

ఇరాక్ ప్రతినిధి డాక్టర్ ఆల్‌వాదీ ప్రసంగిస్తూ, సహారాలో అణ్వస్త్ర పరీక్షలు సాగించడం ద్వారా రేడియో ధార్మిక ప్రమాదాలకు ప్రత్యక్షంగా లోనవుతున్న ఆఫ్రికా ప్రజల అభిప్రాయాలనేకాక, మొత్తం ప్రపంచ ప్రజానీకం యొక్క అభిప్రాయాలనే ఫ్రెంచి ప్రభుత్వం ఖాతరు చేయడంలేదని విశితంగా విమర్శించారు. ఇకముందైనా అణ్వస్త్ర పరీక్షలను తప్పనిసరిగా నిషేధించగలరని తాను ఆశిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

పరిసరాల పారిశుద్ధ్యం, బలవర్ధకాహారం, మసూచి నిర్మూలనం ఆగ్నేయాసియా ప్రాంతాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని, వాటికి అధికతర ప్రాముఖ్యమివ్వాలని లంక ప్రతినిధి శ్రీ జి. పి. ఒబెసెకెరె కోరారు.

మద్రాసు రాష్ట్రం పేరును 'తమిళనాడు'గా మార్చాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ప్రదర్శనలు జరుపుతున్న తమిళ అరసు కళగం సభ్యులు 27 మంది నేడు అరెస్టు చేయబడ్డారు. వీరిలో నలుగురు స్త్రీలు కూడా వున్నారు.

సోవన్నఫౌమాకు లావోస్ మంత్రివర్గంలో స్థానం

హామర్‌షెల్డ్ అభిప్రాయంపై మంత్రి పన్యా వివరణ

వియంటియేన్, ఫిబ్రవరి 9:— లావోషియన్ ప్రభుత్వం లో వేర్వేరు పక్షాలకు ప్రాతినిధ్యం వుండాలనే మిత్రరాజ్య సమితి సెక్రెటరీజనరల్ శ్రీ హామర్‌షెల్డ్ భావిస్తున్నారని రవాణాశాఖామంత్రి శ్రీ ఖంపన్ పన్యా నేడ ప్రిన్స్‌బవునోమ్ ప్రధానిగా గల మంత్రివర్గం సమావేశంలో పేర్కొన్నారు.

ప్రిన్స్ బవునోమ్ ప్రభుత్వం అమెరికాపట్ల అభిమానంగల పక్షానికే ప్రాతినిధ్యం వహించగలదనే శ్రీ హామర్‌షెల్డ్ విశ్వసిస్తున్నారని శ్రీ ఖంపన్ పన్యా అన్నారు.

మూడు గంటలకు పైగా జరిగిన నేటి మంత్రివర్గం సమావేశంలో తాను న్యూయార్కుకువెళ్లి శ్రీ హామర్‌షెల్డ్‌తో జరిపిన సంభాషణలను గురించి వివరించారు.

లావోస్ మంత్రివర్గంలో విస్తృత ప్రాతినిధ్యం వుండాలని తాటస్థ్య వైఖరిని అనుసరిస్తూ వచ్చిన ప్రిన్స్ సోవన్నఫౌమాకు కూడా స్థానం వుండాలని కూడా శ్రీ హామర్‌షెల్డ్ భావించారని ఆయన వివరించారు.

పశ్చిమ జర్మనీనుండి ఆర్థిక ప్రతినిధివర్గం

ఫిబ్రవరి 23 తేదీ రాక

(ఆంధ్రప్రభ విలేఖరి) న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:— పశ్చిమ జర్మనీనుండి ఫిబ్రవరి 23వ తేదీన ముఖ్యమైన ప్రతినిధివర్గం రానున్నది. తృతీయ ప్రణాళికాకాలంలో పశ్చిమ జర్మనీ అందజేసే ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొనే విధానం గురించి వీరు చర్చలు సాగిస్తారు.

పశ్చిమ జర్మనీ ఆర్థిక శాఖలోని సీనియర్ ఉద్యోగి విక్‌హెల్మెన్ ఈ ప్రతినిధివర్గానికి నాయకత్వం వహిస్తారు. కొందరు నిపుణులు కూడా వీరితోపాటు వస్తారు.

తృతీయ ప్రణాళికాకాలంలో సమారు 250 కోట్ల రూపాయలను సహాయం చేయగలమని పశ్చిమ జర్మనీ సూచించిందట. కాని ఇంతవరకు అధికార రీత్యా ఇది ధృవపడలేదు. ఈ మొత్తంలో చాలాభాగం రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని విస్తృత పరచడానికి వినియోగిస్తారు.

లుముంబా విడుదలపై అమెరికా, బ్రిటన్‌ల అభిప్రాయభేదాలు

—'స్కాచ్‌మన్' పత్రిక కథనం

(ఆంధ్రప్రభ విలేఖరి) లండన్, ఫిబ్రవరి 9:— కాంగోలో శాంతి స్థాపనకు అనుసరించే కార్యక్రమంలో నిర్బంధంలో ఉన్న పాట్రిస్ లుముంబా విడుదలకు ప్రాధాన్యం యివ్వాలా, వద్దా అనే విషయమై అమెరికా, బ్రిటన్‌ల మధ్య కొంత వరకు విభేదాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

కాంగోలో శాంతిస్థాపనకు తాము అనుసరించనున్న కార్యక్రమం గురించి అమెరికా తన మిత్రరాజ్యాలతో సంప్రతిస్తున్నదని 'స్కాచ్‌మన్' పత్రిక వెల్లడించింది. ఈ సందర్భంలోనే అమెరికా బ్రిటన్‌లమధ్య విభేదాలు కొంత స్పష్టంగా బయటకు పొడసూపాయి.

కాంగో సమస్యాపరిష్కారానికి అమెరికా ప్రధానంగా మూడు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలివి.

(1) కాంగోలోని అన్నిరకాల సైన్యాలను తటస్థం చేయాలి. (2) సమితి అధికారాలను ఎక్కువ చేయాలి. (3) కాంగోలోని వివిధ పక్షాల మధ్య సంప్రతింపులు జరపడానికి తగిన వాతావరణాన్ని నెలకొల్పాలి.

అన్ని వర్గాలమధ్య సంప్రతింపులు జరపాలంటే నిర్బంధంలో ఉన్న పాట్రిస్ లుముంబాను విడుదల చేయాలని అమెరికా భావిస్తున్నది.

బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి యిక్కడ కొంత వరకు భిన్నంగా ఉంది. అన్నివర్గాలమధ్య సంప్రతింపులకు ముందుగానే లుముంబాను విడుదల చేయవలసిన అవసరంలేదని బ్రిటన్ అభిప్రాయ పడుతున్నది.

అసలు సంప్రతింపులలో లుముంబా పాల్గొనవలసిన అవసరంలేదని బ్రిటన్ అభిప్రాయం. కాని చివరకు కాంగోలో ఏర్పడే మిశ్రమప్రభుత్వంలో లుముంబాకు స్థానం కల్పించవచ్చని బ్రిటన్ సూచించినదట.

కయిరో హోటళ్లకు గవర్నర్ బెదరింపు

గ్రంథభాండాగారాలు ఏర్పాటు చేస్తేనే గాని కొత్త లైసెన్సు లివ్వనని

కయిరో, ఫిబ్రవరి 9:— కయిరోలోను, పరిసరాలలోను గల హోటళ్ల వచ్చే ఆరుమాసాలలోను తమ హోటళ్లకు వచ్చేవారి సౌకర్యార్థం పుస్తక భాండాగారాలను ఏర్పాటు చెయ్యని పక్షంలో వాటిని మూయించి వేస్తానని కయిరో గవర్నర్ నేడు బెదరించినట్లు తెలుస్తున్నది.

సుమారు 3వేల హోటళ్ల లైసెన్సులు రద్దు చెయ్యబడ్డాయి. పుస్తక భాండాగారాలు ఏర్పాటు చేసిన వెంటనే వీరు కొత్త లైసెన్సుంకుదరఖాస్తు చెయ్యాలట.

కెన్నెడీచే కొత్త ఉపమంత్రి నియామకం

ప్రాచ్య వ్యవహారాలశాఖకు

వాషింగ్టన్, ఫిబ్రవరి 9:— చైనాతో రాయబారాల విషయంలో ఆరితేరిన శ్రీ ఆలెక్సిస్ జాన్సన్‌ను అమెరికన్ విదేశాంగ ఉపమంత్రి (ప్రాచ్య దేశాల వ్యవహారాలకు)గా నియమించారు.

ప్రస్తుతం థాయ్‌లెండ్‌లో అమెరికన్ రాయబారిగా వున్న శ్రీ జాన్సన్ విదేశాంగశాఖలోని దూరప్రాచ్య విధాన నిర్ణయాధికారిగా వున్న శ్రీ జె. గ్రాహం పార్సన్స్‌స్థానే వ్యవహరిస్తారు.

లావోస్ పరిస్థితిపై బ్యాంగుకాక్‌లో జరుగుతున్న ఆగ్నేయ ఆసియా రక్షణ వ్యవస్థ సమావేశాలలో శ్రీ జాన్సన్ పాల్గొంటున్నారు.

అరబ్ రిపబ్లిక్ వైమానిక దళాధిపతి

ప్రధాని నెహ్రూ, శ్రీ కృష్ణమీనన్‌లతో సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:— యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ వైమానిక దళాధ్యక్షుడు ఎయిర్‌మార్షల్ సిద్‌కీ మహమూద్ నేటి ఉదయం రాజఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీ సమాధిపై పుష్పగుచ్ఛాలను వుంచారు.

అనంతరం ఆయన రక్షణ మంత్రి శ్రీ వి.కె. కృష్ణమీనన్‌ను కలుసుకొన్నారు. ఆయన నేడు ప్రధాని నెహ్రూతో కలిసి విందారగించారు.

భారతదేశంలో రెండు వారాలపాటు పర్యటించడానికి ఎయిర్ మార్షల్‌సిద్‌కీ నిన్న ఇక్కడకు చేరారు.

ఆయన, వారి బృందం రేపు జోద్‌పూర్‌కు వెళ్ళి వైమానికదళ శిక్షణ కళాశాలను సందర్శిస్తారు.

బ్రిటిష్ పత్రికల పరిస్థితి విచారణకు రాయల్ కమీషన్

లండన్, ఫిబ్రవరి 9:— బ్రిటిష్ పత్రికల పరిస్థితిని రాయల్ (స్వతంత్ర) కమిషన్ విచారించాలని తాము ఉత్తర్వు నివ్వాలని నిశ్చయించుకున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ హెరాల్డ్ మాక్మిలన్ ప్రకటించారు.

ఉపగ్రహం ముక్కలైనట్లు ఉత్తర అమెరికా వైమానికాధికారి ప్రకటన

సాండిగో, కాలిఫోర్నియా, ఫిబ్రవరి 9:— రష్యా ఉపగ్రహం శకలాలుగా పగిలి రాలిపోతున్నదని, ఉత్తర అమెరికా విమానశాఖ కమాండర్ జనరల్ లారెన్స్ కొరిటర్ నిన్నరాత్రి ప్రకటించారు. తన అజమాయిషీలోఉన్న రాడార్ పరిశోధక కేంద్రాలలో, ఈ ఉపగ్రహం తాలూకు ముక్కలు కనుపించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నెహ్రూ భూటాన్ మహారాజా సమావేశం

ఉభయదేశాల మధ్య ఒడంబడికపై 70 నిమిషాలపాటు చర్చ

('ఆంధ్రప్రభ' విలేఖరి) న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:— చైనా - ఇండియాల సరిహద్దు వివాదం దృష్ట్యా భూటాన్ భారత దేశాల మధ్య ఇదివరకే కుదుర్చుకొన్న ఒడంబడిక సాధకబాధకాలను, అందులోని ప్రధానాంశాలను ప్రధాని నెహ్రూ, భూటాన్ మహారాజా నిన్న 70 నిమిషాలపాటు చర్చించారు.

భూటాన్ ఇండియాల ఒడంబడికలోని రెండవ నిబంధనపైనే ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తున్నది. ఈ నిబంధన అనుసరించి విదేశ వ్యవహారాలలో ఇండియా సలహామేరకు నడుచుకోడానికి భూటాన్ అంగీకరించింది. దీనికి ప్రతిగా భూటాన్ ఆంతరంగిక వ్యవహారాలలో తాను జోక్యం కలిగించుకోబోనని భారత ప్రభుత్వం హామీ యిచ్చింది.

భూటాన్‌తో తనకుగల సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోడానికి ప్రత్యక్షంగా సంప్రతింపులు జరపడానికి చైనా ప్రయత్నిస్తున్నది. ఇటీవలనే అనధికారరీత్యా కొన్ని సూచనలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

పెకింగ్‌తో నేరుగా సంభాషణలు సాగించడంలో గర్భితమైన ప్రమాదాలను భూటాన్ మహారాజా పసిగట్టారు కాబట్టే, ప్రధాని నెహ్రూతో సంప్రతించడం మంచిదని భావించారు. ఈ ఉద్దేశ్యంతోనే ఢిల్లీకి రావడం జరిగింది.

భూటాన్, ఇండియా ఒడంబడికలోని అన్ని నిబంధనలు స్పష్టంగానే ఉన్నాయి. ఇందులో అపార్థాలకు, అనుమానాలకు అవకాశం లేనప్పటికీ, ఇరువర్గాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించుకొనే లక్ష్యంతోనే ఈ చర్చలు జరుగుతున్నాయి.

భూటాన్, ఇండియాలు రెండు కూడా ఉత్తర దిశనుండి చైనా ప్రమాదానికి లోనవుతున్నాయి. అందుచేత ప్రధాని నెహ్రూ, మహారాజా చర్చల ఫలితంగా, ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవలసిన ఆవశ్యకతను గుర్తించవచ్చు.

ఇండియా వైఖరి

చైనా ఇండియాల సరిహద్దు వివాదంలో ఒక భాగంగానే భూటాన్ సరిహద్దు సమస్యను పరిష్కరించవలసి ఉంటుందని భారత ప్రభుత్వంస్పష్టం చేస్తూ వచ్చింది. చైనా సైనిక శక్తిసంపదలను భూటాన్ బెదిరిపోవడం కొంతవరకు సహజమే. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది.

భూటాన్ రక్షణకు ఇండియా హామీని యిదివరకే యిచ్చింది. అమల్లోఉన్న ఒడంబడిక మేరకు ఇండియాకు ఈ బాధ్యత ఉన్నదికూడా.

ఆయితే ఇంతవరకు భూటాన్‌కు ఇండియా సేనలనుపంపకపోవడానికి కారణంఉంది. భూటాన్ ప్రభుత్వం స్వయంగా సహాయం కోసం అర్థించలేదు. అందుచేతనే భారత సైన్యాలు భూటాన్‌లో లేవు.

నిన్న జరిగిన చర్చలలో ప్రధాని నెహ్రూ భూటాన్ మహారాజాతోపాటు, భూటాన్ ప్రభుత్వకార్యదర్శి, భూటాన్‌లోని ఇండియా రాజకీయోద్యోగి శ్రీ అప్పాపంత్ పాల్గొన్నారు.

చర్చలు ఇప్పుడే పూర్తికాలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రధాని నెహ్రూ, భూటాన్ మహారాజాను ఈవారంలో కలుసుకొని చర్చలు సాగిస్తారు.

భూటాన్ ఇండియా ఒడంబడిక అనుసరించి, అభిప్రాయభేదాలు పొడసూపినప్పుడు రెండు దేశాలు సంప్రతింపులద్వారా పరిష్కరించుకోడానికి ప్రయత్నించాలి. మూడునెలలలో సంప్రతింపులద్వారా పరిష్కారం సాధ్యంకానప్పుడు, ముగ్గురు సభ్యులతో మధ్యవర్తి సంఘానికి నివేదించవలసి ఉంటుంది. ఈ ముగ్గురు సభ్యులలోను చెరిఒకరిని భూటాన్, ఇండియాలు ప్రతిపాదిస్తాయి. మూడవ సభ్యుని ఇండియా సుప్రీమ్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులలో ఒకరిని భూటాన్ ప్రభుత్వం ఎన్నుకొంటుంది.

మధ్యవర్తి సంఘం యిచ్చే తీర్పుకు రెండు దేశాలు బద్ధులుకావలసి ఉంటుంది.

భూటాన్ మహారాజా గౌరవార్థం ప్రధాని నెహ్రూ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్, రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్, ప్లానింగుమంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా లోకసభ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ ప్రభృతులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ భవనం శంకుస్థాపన

అధికార వికేంద్రీకరణలో జిల్లాకృషికి మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిచే ప్రశంస

శ్రీకాకుళం, ఫిబ్రవరి 9:— ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిగారు నేడిక్కడ జిల్లా పరిషత్తు కార్యాలయ భవనానికి శంకుస్థాపన మహోత్సవంచేశారు. అనేకమంది ఉన్నతోద్యోగులు, ప్రముఖులు ఉత్సవానికి హాజరైనారు.

శంకుస్థాపన మహోత్సవ సందర్భంలో మంత్ర సహితంగా పూజ జరుపబడింది.

ఈ సందర్భంలో ఏర్పాటుచేయబడిన బహిరంగ సభకు, జిల్లా కలెక్టరు శ్రీ వి. పి. రామారావుగారు అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు శ్రీ బి. కూర్మయ్య ఆర్థిక మంత్రికి స్వాగతం చెప్పారు.

ఒక ఏడాదిక్రితం శ్రీకాకుళం జిల్లాపరిషత్తుకు ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిగారే ప్రారంభోత్సవం జరిపారు.

జిల్లా పరిషత్తు కార్యాలయ భవన నిర్మాణానికి తొమ్మిదిన్నర లక్షల రూపాయలు ఖర్చుచేయబోతున్నది.

ఆంధ్ర పరిడితులు శ్రీ కె. వెంకటాచార్యులు అర్వల్లి లక్ష్మీనారాయణాచార్యులు స్వాగతపద్యాలు చదివారు.

ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు సభలో ఉపన్యసిస్తూ, బల్వంతరాయ్‌మెహతా కమిటీని గూర్చి ప్రస్తావించి, తాను స్థానిక పరిపాలనా శాఖామాత్యులుగా ఉన్నప్పుడూ, ప్రజాస్వామ్యాధికార వికేంద్రీకరణ పద్ధతులపై తాను వైట్ పేపరును సమర్పించిన విషయాన్ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ పథకం అమలు నానాటికీ అభివృద్ధి చెందుతున్నదని ఆర్థికమంత్రి అన్నారు.

అధికార వికేంద్రీకరణను అమలు కావించడంలో గుంటూరుజిల్లా వలెనే, శ్రీకాకుళంజిల్లా కూడా ముందంజ వేసినదని ఆర్థికమంత్రి అభినందించారు. శ్రీకాకుళం జిల్లాపరిషత్తుకు 2 లక్షల రూపాయల అదనపునిధి ఉన్నందుకు మంత్రి తమ హర్షాన్ని తెలియజేశారు. తాముమరి 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని మంత్రి అన్నారు.

పంచాయతీ సమితుల బాధ్యతలనుగూర్చి ఆర్థికమంత్రి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: "పంచాయతీ సమితులు తాము అధికారులను మాత్రమేకాదు, బాధ్యతలను కూడా గుర్తెరిగి ఉండాలి."

జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షుడు శ్రీ కె. పున్నయ్య వందన సమర్పణం చేశారు.

జిల్లా జడ్జి, శ్రీ తారాచంద్‌గుప్త, తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ పి. యస్. అప్పారావు, జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ చంద్రారెడ్డి తదితర ప్రముఖులు మంత్రికి స్వాగతం చెప్పారు.

శ్రీ శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి మృతిపట్ల ఆంధ్రప్రభుత్వ సంతాపం

రాష్ట్ర గెజెట్‌లో ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 9:— ఆస్థాన కవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి గారి మరణంపట్ల తమ సంతాపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు రాష్ట్ర గెజెట్‌లో ప్రకటించింది. ఆస్థాన కవి మరణం ఆంధ్ర సాహిత్య రంగానికి తీరని నష్టమని ఈ ప్రకటనలో పేర్కొనబడింది.

గొల్లపల్లి గ్రామానికి విద్యుచ్ఛక్తి సరఫరా

హైదరాబాద్, ఫిబ్రవరి 9:— హైదరాబాద్ జిల్లా గొల్లపల్లి గ్రామంలో విద్యుచ్ఛక్తి సరఫరాకు ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి క్రిందటి ఆదివారం ప్రారంభోత్సవం జరిపారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీ నరసయ్య సమావేశానికి అధ్యక్షత వహించారు. రాజేంద్రనగర్ సమితి అధ్యక్షుడు శ్రీ పరమయ్య మాట్లాడారు. గొల్లపల్లి పంచాయతీ కమిటీ అధ్యక్షుడు శ్రీ చంద్రయ్య కృతజ్ఞత తెలిపారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 9:—

నేటి ఓపెనింగ్	32.21
నేటి క్లోజింగ్	32.28

ఆయుధవిసర్జనసమస్య

చైనాకూడా పాల్గొనేటట్లు చేయడం ఎలాగని అమెరికా ఆలోచిస్తున్నదట

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) వాషింగ్టన్, ఫిబ్రవరి 9:— ఈసారి జరుగనున్న ఆయుధ విసర్జన సంభాషణలలో చైనా పాల్గొనేటట్లు ఎప్పుడు, ఎలాచేయడమా అని కెన్నెడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అమెరికా అధికారులు నిన్నఇక్కడ తెలియజేశారు.

అణ్వస్త్ర పరీక్షల నిషేధంవిషయంలో ప్రస్తుతపు "అణుశక్తి రాజ్యాలక్లబ్‌కు" చెందిన సోవియట్ యూనియన్, బ్రిటన్, అమెరికాల మధ్య ఒప్పందం ఏదయినా జరిగితే దానికి పెకింగు ప్రభుత్వం ఖాయంగా కట్టుబడి వుండేటట్లు చేయటం ఏలాగనే నూతన సమస్యా పరిష్కారం ఇంకా తొందరగా జరుగవలసిన పని అని శ్రీ కెన్నడీ భావించి, ఆ విషయంలో కృషిచేస్తున్నారు.

ఆయుధ విసర్జనకు సంబంధించిన ఈ రెండు విషయాలలోనూ కూడా జరిగే ఒప్పందాలకు తానుకట్టుబడివుండాలంటే అందుకుముందుతనకు సమితిలో సభ్యత్వ మివ్వాలని చైనా షరతు పెట్టే సూచనలు కానవస్తున్నవి.

మార్చి 21 నుండి జెనీవాలో తిరిగి ప్రారంభం కానున్న అణ్వస్త్రనిషేధ సంభాషణలు ప్రస్తుతపు మూడు అణ్వస్త్ర రాజ్యాలయిన అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటనులకు మాత్రమే పరిమితమై వుండవచ్చునని దాదాపు ఖాయంగా తెలుస్తున్నది.

ఆయుధ విసర్జనను గురించి అమెరికా ప్రస్తుతం జరుపుతున్న పరిశీలనలు ప్రధానంగా నూతన ఆయుధ విసర్జన విధానాన్ని గురించి నవేనని తెలుస్తున్నది. అయితే, ఆయుధవిసర్జన విషయంలో కొత్త నా సంభాషణలు జరుగనున్నప్పుడు ప్రతిపాదించడానికి గాను సమగ్ర ఆయుధ విసర్జన కార్యక్రమాన్ని కెన్నడీ ప్రభుత్వం సిద్ధం చేయబోవడం లేదని అధికారులు తెలియజేశారు.

'ఇండియాలో అణుశక్తి అభివృద్ధి అనివార్యం'

ప్రధానినెహ్రూ ఉద్ఘాటన

ఢిల్లీ, ఫిబ్రవరి 9:— భారతదేశం వంటి దేశాలలో అణుశక్తి అభివృద్ధి అనివార్యమనీ, భవిష్యత్తును అర్థం చేసికొనటానికి ఇదొక ప్రయత్నంగా అర్థం చేసికోవాలని ప్రధాని శ్రీ నెహ్రూ నేడిక్కడ వక్కాణించారు.

రక్షణ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన 'ఆరోగ్యం కోసం అణుశక్తి' ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తూ, భారతదేశం అణుశక్తి కేంద్రాలను స్థాపించటం అనవసరమని, అతివ్యయంలో కూడిన పని అని కొందరు చేస్తున్న విమర్శలను ప్రస్తావించి శ్రీ నెహ్రూ సమాధాన మిచ్చారు. ఆర్థిక దృష్ట్యానే కాక, విద్యుచ్ఛక్తి వనరులు పరిమితంగా ఉన్న భారతదేశం వంటి దేశంలో అణుశక్తి అవసరమవుతున్నదని విమర్శకులు గుర్తించటం లేదని ఇది 'అనివార్యమైన అభివృద్ధి' అయినదని ఆయన అన్నారు. అంతేకాక భవిష్యత్తును గుప్పెటలో పెట్టుకొనటానికి మనం చేసేకృషికి ఇది చిహ్నమని కూడ ప్రధాని అన్నారు. భారతదేశంలోను, ఇంక ఇతర దేశాలలోను వర్తమానం గతంతో అతిగా ముడిపడి ఉన్నదని, మనం గతంతో నివసిస్తూ వర్తమానాన్ని విస్మరిస్తున్నామని ఆపరిస్థితి మనదేశంలో తిరిగి ఏర్పడటం మనకు ఇష్టంలేదని శ్రీ నెహ్రూ వక్కాణించారు.

భారతదేశం అణుశక్తిని మంచి కార్యాలకు ఉపయోగించటం గురించి ఆలోచించాలి గాని అర్థంచేసికోకుండా వదిలి వేయరాదని శ్రీ నెహ్రూ అన్నారు.

భారతదేశం అణుశక్తిని దుష్ప్రయోజనాలకు వినియోగించబోదని ఆదినుంచి స్పష్టం చేస్తూనే ఉన్నదని, ఈ బ్రహ్మాండమైన అణుశక్తి, భవిష్యత్తును దిద్దబోతున్నదని కూడ ఆయన అన్నారు.

ప్రజల మనసులను సంస్కరించటానికి ఈ ఎగ్జిబిషన్ ఉపకరించగలదని భావిస్తున్నాననీ, యుద్ధాలు మనుషుల మనసులలోనే ప్రారంభమవుతాయి గనుక మనసులను సక్రమ మార్గంలో పెట్టటం అత్యవసరమని మిత్రరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సంస్కృతి సంఘం చెప్పిన విషయం పూర్తిగా సత్యమని శ్రీ నెహ్రూ అభిభాషించారు.

రక్షణ మంత్రి శ్రీ కృష్ణమీనన్ ప్రధాని శ్రీ నెహ్రూకు స్వాగతం చెప్పారు.

ప్రధాన మంత్రి ఎగ్జిబిషన్‌లోని దృశ్యాలన్నింటి వద్దకు వెళ్లి తిలకించారు. అణుశక్తిని మందులలో వ్యవసాయంలో, ఇతర శాంతియుత కార్యకలాపాలలో ఎలా వినియోగించు కొనవచ్చునో ఈ ఎగ్జిబిషన్ వివరిస్తున్నది.

బొగ్గు రవాణా

(1 వ పేజీ తరువాయి)

పని, ఇందుకు సాలుకు రెండుకోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నదనీ ఆయన తెలియజేశారు.

ఇది ప్రయివేటు రంగానికి ధన సహాయం చేస్తున్నట్లు కావా అని అడగగా ఇది తప్పని శ్రీ సింగు సమాధానం చెప్పారు.

వ్యాపారులు తమ సరుకులను సకాలంలో విడుదల చేసుకొనకపోవడాన్ని గురించిన ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీ సింగు ఇలా అన్నారు: "ప్రస్తుతం చాలా తక్కువగా వున్న వార్ఫేజి, డెమరేజి చార్జీలను పెంచి, ఈ దురలవాటును అరికట్టేటందుకు మా తోడ్పాటుకు ఎదురు చూస్తున్నాను. ఈ వ్యాపారులలో కొందరు తమ బొగ్గును నిల్వచేసుకొనడానికి రైల్వేలు అత్యుత్తమమైన గిడ్డంగులనే భావిస్తున్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి దురలవాటును అరికట్టాలి. ఇలా చేయడానికి వార్ఫేజి, డెమరేజీలను ఇంకా ఎక్కువగా వసూలు చేయడం ఒక్కటే మార్గం."

బొగ్గు రవాణా విషయంలో రైల్వేలకు, బొగ్గు కంట్రోలరుకు మధ్య అభిప్రాయ భేదాలున్నాయనడం నిజంకాదని శ్రీ సింగ్ తెలియజేశారు. ఈ రవాణా అంతా సమన్వయపూర్వకంగా జరుగుతున్నదని కూడా ఆయన అన్నారు.

దశమ శ్రీరామకోటి మహోత్సవములు

నేటినుంచి విజయవాడలో ప్రారంభం

విజయవాడ, ఫిబ్రవరి 10:— శ్రీరామగాయత్రీయజ్ఞ, శివపంచాయతన హవన సహితముగ, మ్యునిసిపల్ ఆడిటోరియంలో ఫిబ్రవరి 10 నుంచి 18 వ తేదీ వరకు జరుగును.

10 వ తేదీ శుక్రవారము కార్యక్రమము: ఉ. 7—30 నుండి 'గీతాభాష్యము' శ్రీ విద్యాశంకరభారతీ స్వామివారు, 9—30 సీతాకల్యాణోత్సవం మ. 12—30 తరంగాష్టపదీగానం మ. 2—00 హరికథ: కుమారి గుడిపాటి దుర్గామహాలక్ష్మి, సా. 4—00 "రామాయణ శ్లోక మహిమ" ఉపన్యాసకులు శ్రీ చిర్రావూరి అనంతపద్మనాభశాస్త్రి, సా. 5—30 మహాసంకీర్తన: చిన్మయమిషన్, రా. 6—30 ఉపన్యాసం: శ్రీ శిష్ట్లా చంద్రమౌళిశాస్త్రి, రా. 8—00 ఉపన్యాసం: శ్రీ గొల్లపూడి గోపాలకృష్ణమూర్తిశాస్త్రి, రా. 9—30 'కుశలవ' హరికథ: శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత భాగవతుల

తాజా వార్తలు

చలిగాడ్పుకు 6గురి మరణం

కాన్పూర్, ఫిబ్రవరి 9:— కాన్పూర్‌లోను, కాన్పూర్ పరిసర ప్రాంతాలలోను ఆరుగురు చలిగాడ్పువల్ల మరణించినట్లు వార్తల వల్ల తెలుస్తున్నది. వారం రోజులనుంచి కాన్పూరులో కుంభవృష్టి కురుస్తున్నది.

బొంబాయి, ఫిబ్రవరి 9:— ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాలన్నిటిలోను ఆహారధాన్యాలపైన బ్యాంకులు ఇచ్చే ఋణాలను క్రమబద్ధం చేసే నిబంధనలను సడలించేటందుకు రిజర్వుబ్యాంకు నిర్ణయిస్తూ దీనికి కారణం ఆహార పదార్థాల సరఫరా, ధరల పరిస్థితి మెరుగుగా వుండటమేనని పేర్కొన్నది.

రాష్ట్ర లెజిస్లేచర్ బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30 వరకు

హైదరాబాద్, ఫిబ్రవరి 9:— రాష్ట్ర లెజిస్లేచర్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30 వరకు జరుగతాయి.

రాష్ట్ర శాసనసభలో ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి బడ్జెట్ అంచనాలను మొదటి రోజున సాయం కాలం నాలుగు గంటలకు ప్రవేశపెడతారు. ఆ రోజునే సాయం కాలం ఆరుగంటలకు ఆర్థికమంత్రి రాష్ట్ర శాసన మండలిలో బడ్జెట్ అంచనాలు ప్రవేశపెడతారు. బడ్జెట్ అంచనాలకు సంబంధించిన ప్రసంగం శాసనసభలో తెలుగులో, శాసన మండలిలో ఆంగ్లంలో జరగవచ్చు.

ద్వితీయ ప్రణాళికా కాలం మార్చి 31 తో సమాప్తమవుతుంది. తృతీయ ప్రణాళిక మొదటి సంవత్సరం బడ్జెట్ అంచనాలు రేపటి సమావేశంలో ప్రవేశ పెడతారు. ఈ సందర్భంలో ద్వితీయ ప్రణాళికాకాలంలో సాధించిన విజయాలు బడ్జెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు.

గవర్నరు ప్రారంభోపన్యాసం ఉండని కారణంగా ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు, సాధించనున్న కార్యక్రమాలు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కనుపించవచ్చు.

ఇప్పటి కార్యక్రమం ప్రకారం బడ్జెట్ ప్రతిపాదనలు అయిన పిమ్మట సమావేశాన్ని రెండు రోజులు వాయిదా వేస్తారు. ఈ రెండురోజులలో బడ్జెట్ ప్రతిపాదనలను సభ్యులు బాగా పరిశీలించడానికి వీలుంటుంది.

ఫిబ్రవరి 23, 24 తేదీలలో అత్యవసర బిల్లులనుకొన్నిటిని చర్చించి ఆమోదిస్తారు.

ఆతరువాత, అయిదురోజులు బడ్జెట్ అంశాలపై సాధారణ చర్చ జరుగుతుంది. డిమాండ్లపై ఓటింగు మార్చి 4 మార్చి 24 మధ్య, మళ్ళీ మార్చి 27, 29 మధ్య జరుగుతుంది.

సప్లిమెంటరీ డిమాండ్లను ఆర్థిక మంత్రి శాసనసభలో మార్చి 21 న ప్రవేశపెడతారు. మార్చి 25 న ఓటింగు జరుగుతుంది.

అప్రోప్రియేషన్ బిల్లు సభలో మార్చి 30 న ప్రవేశపెడతారు.

కౌలుదారీబిల్లు శాసనసభ బడ్జెట్ సమావేశంలో ఆమోదింప బడవని ఇప్పుడు నిశ్చయంగా తెలుస్తున్నది.

కౌలుదారీబిల్లు మొదటి పఠనం ఈవరకే అయిపోయింది. సంయుక్త పరిశీలక సంఘం ఈ బిల్లును ఇప్పుడు పరిశీలిస్తున్నది.

మాక్మిలన్ పెకింగ్ సందర్శన?

లండన్, ఫిబ్రవరి 9:— బ్రిటిష్ ప్రధాని శ్రీ మాక్మిలన్ శరదృతువులో కమ్యూనిస్టు చైనా నాయకులతో సంభాషణల నిమిత్తం పెకింగ్‌ను సందర్శించడానికి ఆలోచిస్తున్నారన్న పత్రికావార్తలు ఎంత మాత్రం నిజం కావని యిక్కడి అధికార వర్గాలవారు నేటి రాత్రి అన్నారు.

సమితిలో చైనాకు సభ్యత్వ మిప్పించే ప్రయత్నం సందర్భంగానే ఆయన యిక్కడకు వస్తున్నారని ఈవార్తలు సూచించాయి.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 ప్రపంచ ఆరోగ్య సమితి 14 వ వార్షికోత్సవ సభకు విచ్చేసిన వెయ్యిమందికి పైగా ప్రతినిధులకు రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ నేటి సాయంకాలం మొఘల్ గార్డెన్సులో విందు చేశారు.

కుష్టు సమస్త మహావ్యాధులకు బొల్లి
40% నివారణ!!! 10% నివారణ!!!
లెప్రసిన్ అమోఘ ఔషధము!!!
వివరములకు గుండే రఘురామా గుప్త
అమర జ్యోతి ప్రొడక్ట్స్



గరీబ్ — సహకారానికి మూలం...



సహకార సంఘాల రిజిష్ట్రారు మన పథకాన్ని ఆమోదించారు. — మీరు ఆ పాలకేంద్రాన్ని స్థాపించండి. మీకు మా సహకారాన్నిస్తాము — మీ సహకారం లభిస్తుందని మాకు తెలుసు. — మీ వాటాల సొమ్ము చెల్లించండి.

నాణ్యతకు
స్పైషస్



స్ప్రెషస్ ఇండస్ట్రీస్
40 ... విలేశార్లే, బొంబాయి—57

కాశ్మీర్ శాలువ

రు. 6/- మాత్రమే పెద్ద సైజు కాశ్మీరు శాలవ మీరుకోరిన రంగులో రు. 6/— లకే పొందండి. ప్యాకింగు పోస్టేజి రు 1—50 అదనం. 2 శాలవలు రు 12/— పోస్టేజి ఉచితం. 4 శాలవలు రు 20/— పోస్టేజి ఉచితం.
HIND SHAWL HOUSE,
Urdu Bazar, (A. P. D.) Delhi-6.

తంతి తపాలా శాఖ

గుంటూరు, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు కలిగి, అయిదు డివిజనులుగా విభజింపబడిన కర్నూలు ఇంజనీరింగు డివిజను అంతటా 1961—62 సం. కు ఇండియన్ తంతి తపాలా శాఖ బిల్డింగులకు రు. 5000 అంతకు తక్కువ ఖర్చుఅయ్యే చిన్న పనులకు, సాలీనా మరమ్మత్తులకు సీల్డు టెండర్లు స్టేట్ పి. డబ్ల్యు. డి. హైవేసు పి. పి. డబ్ల్యు. డి. ఎం. ఇ. ఎస్. రైల్వేల అనుభవజ్ఞులు కాంట్రాక్టరులనుండి ఇండియా ప్రెసిడెంటు తరపున కర్నూలు టెలిగ్రాఫ్సు డివిజనలు ఇంజనీరు కోరబడుచున్నవి. టెండర్లు 6—3—61 వరకు తీసుకొనబడును. టెండరుఫారములు వివరములు కల ఇన్‌స్ట్రక్షన్సు ఫారం 1 టికి రు. 1 లు చెల్లించి, ఆయన వద్దనుండి పొందవచ్చును.

డి. ఎ. 1622 (7) 60

వేలం నోటీసు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీబోర్డు

ఒక 3 టన్ చెవర్లెట్ లారీ శ్రీకాకుళం పవర్ హౌస్ ఆవరణలో 2—3—61 తేదీన వేలం వేయబడును. అమ్మకం షరతులు, యితర వివరములు రు. 1—02 న. పై. కు చలానుతో అందజేయగలవారికి విశాఖపట్నం, ఆపరేషన్ సూపరింటెండింగు ఇంజనీరునుండి పొందవచ్చును. పరిశీలించి వేలంపాట ఆంధ్రప్రదేశ్‌లో ఏ ట్రెజరీలోనైనా "డిపాజిట్లు — లోకల్‌ఫండు—ఇతర ఫండ్స్—స్టేట్ ఎలక్ట్రిసిటీబోర్డు—వర్కింగ్‌ఫండ్ పి. ఓ. ఆర్—విశాఖపట్నం, ఆపరేషన్, సూపరింటెండింగ్ యింజనీరు ఖాతాలో 'జమలు ...హెడ్ క్రింద జమకట్టవలెను. ఇతర స్టేటులలో మన్నవారు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖకు ఏ బ్రాంచీనుండి అయినా డిమాండ్ డ్రాఫ్టు పంపవచ్చును. లేదా దిగువ సంతకందారు పేరాడకు 23—2—61 లోగా మనిఆర్డరు ద్వారా పంపవచ్చును.

బండి ఇప్పుడు శ్రీకాకుళంలోని డివిజనల్ ఎలక్ట్రికల్ యింజనీరువద్ద వున్నది. పాట పెట్టదలచినవారు గాని, వారి ప్రతినిధులుగాని ఆడిని శ్రీకాకుళం డివిజనల్ ఎలక్ట్రికల్ యింజనీరుతో ముందుగా ఏర్పాటు చేసుకొని తనిఖీ చేసుకొనవచ్చును.

(సం) టి. ఎస్. చొక్కనాధన్
సూపరింటెండింగ్ యింజనీరు,
ఆపరేషన్ సర్కిల్, విశాఖపట్నం—2

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు వారి యాజమాన్యములోనున్న దిగువ భోజన సత్రములకు వానికి అనుబంధముగానున్న విద్యార్థి భోజన వసతులకు కావలసిన భోజన మరియు వంట సామగ్రి ది 1—4—1961 తేదీనుండి 31—3—1962 తేదీ ఆఖరు వరకు సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు ప్రతిసంస్థకు వేర్వేరుగా ది. 1—3—61 తేదీ సాయంకాలం 4 గంటల వరకు కాకినాడ తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు ఆఫీసులో తీసుకొనబడును. సదరు టెండర్లు ఆరోజుననే సాయంకాలం గం. 4—30 ని. లకు తెరువబడును.

(1) పెద్దాపురం, (2) కత్తిపూడి, (3) పల్లిపర్రు (4) రాజానగరం, (5) పొడగట్లపల్లి, (6) సామర్లకోట, (7) కిర్లంపూడి, (8) దోస కాయలపల్లి, (9) శంఖవరం.

టెండరు షరతులు, వివరములుగలనోటీసులు టెండరుఫారములు జిల్లా పరిషత్తు ఆఫీసులోను ఆయాసత్రములలోను ఉచితముగా పొందవచ్చును.

(సం.) టి. త్రియంబకము,
జిల్లా పరిషత్ కార్యదర్శి.
తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఆఫీసు, కాకినాడ. ది. 31—1—1961.

విక్రయించ బడును

16 × 14 ఎస్. హెచ్. పి. స్టీము ఇంజన్ అండ్ బాయిలర్, , 2. ఎక్సుపెల్లర్సు, 1. ఫిల్టర్ ప్రెస్, 1 డికార్టు గేటరు, 1. డిసెంటుగేటరు, 1 మడ్డిరాట్నము యింకా మెయిన్‌షాప్టింగు పంపులు, వగైరా యావత్తూ, సామగ్రితో రు. 19,000 లకు యివ్వబడును. వివరములకు బాక్సు 1058 కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ.

శ్రీ ఝూ ఎన్నికపట్ల కాంగ్రెస్‌వర్గాల సంతృప్తి

: x :

బీహార్‌లో గత 25 సంవత్సరాలుగా సాగిన భూస్వాముల ప్రాబల్యానికి స్వస్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి) పాట్నా, ఫిబ్రవరి 8:—

బీహార్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా శ్రీ బినోదానంద్ ఝూ ఎన్నికైనందుకు బీహార్ కాంగ్రెస్ వర్గాలవారంతా హర్షం వెల్లడించారు.

అయితే శ్రీ ఝూ ఎన్నికపట్ల సందేహాలు వెల్లడించినవారు కొందరు లేకపోలేదు. ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి శ్రీ ఝా అన్నివిధాలా తగిన వ్యక్తి అని భావిస్తున్నప్పటికీ బీహార్‌లో గత 25 సంవత్సరాలుగా అధికారాన్ని తమ గుప్పెట్లో ఉంచుకొన్న భూస్వాములవర్గం తమవారు వర్గానికి చెందని మరొకవ్యక్తి అధికారంలోకి రావడాన్ని ఎంతవరకు సహిస్తారన్న విషయంపై అనుమానాలు వెల్లడించబడుతున్నాయి.

అయితే బీహార్‌నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రులలో హెచ్చుమంది నాయకత్వంలో మార్పు రావాలని, దాదాపు అనేక సంవత్సరాలుగా ఒకే ఒక వర్గంవారు రాష్ట్ర పాలనాధికారాన్ని గుత్తకు తీసుకోవడం అనే పరిస్థితిపోవాలని ఆశించారు. చివరకు వారు కోరిన ప్రకారమే నాయకత్వంలో మార్పువచ్చి బీహార్ మాత్ర నాయకుడుగా శ్రీ ఝూ ఎన్నికకావడం వారందరికీ ఆనేకవిధాల సంతృప్తి కలిగించినది.

శ్రీ ఝూ నాయకత్వ పదవిని స్వీకరించడానికి వీలుగా తాత్కాలిక ముఖ్యమంత్రి శ్రీ దీప్‌నారాయన్ సిన్హా ఎట్టి అభ్యంతరాలుగాని చెప్పకుండా గద్దెనుంచి క్రిందికి దిగడానికి అంగీకరించడాన్ని కూడా ఒక ప్రత్యేక విశేషంగా పేర్కొనాలి. శ్రీ దీప్‌నారాయణ్‌సిన్హా రాజపుత కులానికి చెందిన వాడు. వీరిలో చాలామంది భూస్వాములు; స్వతంత్రపార్టీ అభిమానులు కూడా. అయితే నాయకత్వంలో వచ్చిన ఈ మార్పు ఫలితంగా కాంగ్రెస్ సంస్థకు మరింత ప్రజాబలం చేకూరి పైవర్గం వారి వ్యతిరేకత కొంత సన్నగిల్లడానికి అవకాశాలు ఏర్పడాయి.

ఈ సందర్భంలో మరొక ముఖ్యవిషయాన్ని కూడా చెప్పుకొనవలసి ఉన్నది. నాయకత్వానికి జరిగిన పోటీలో స్వర్గీయ శ్రీకృష్ణసిన్హా అనుచర వర్గంవారు ప్రతిపాదించిన అభ్యర్థి డాక్టర్ మహేష్ ప్రసాద్ సిన్హా (బీహార్ ఖాదీబోర్డు అధ్యక్షుడు) ఓడిపోయాడు. దీని ఫలితంగా మాత్ర నాయకుడు శ్రీ ఝూ, ఆయన అనుచర వర్గీయులు, ప్రదేశ్ కాంగ్రెస్ సంస్థ ముందు ముందు ఎట్టి పరిస్థితులను ఎదుర్కొనబోయేదీ ప్రస్తుతానికి చెప్పలేక పోయినప్పటికీ శ్రీ ఝా విజయం ఒక ప్రధానమైన విషయాన్ని సూచిస్తున్నది. లోగడ జనరల్ ఎన్నికలలో ఓడిపోయి కొన్నాళ్లపాటు రాజకీయ గ్రహణంలో చిక్కుకొనిపోయిన శ్రీ బి. కె. సాహే తిరిగి ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. శ్రీ మహేష్‌ప్రసాద్ సిన్హా వర్గంవారికి వ్యతిరేకంగా పనిచేసి నాయకత్వపదవికి శ్రీ ఝూను గెలిపించినది ఈయనే.

శ్రీ ఝూకు గవర్నర్ ఆహ్వానం

పాట్నా, ఫిబ్రవరి 8:—

బీహార్ గవర్నర్ డాక్టర్ జకీర్ హుసేన్ నేడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా ఎన్నికైన శ్రీ బినోదానంద ఝూను ముఖ్యమంత్రి పదవి స్వీకరించవలసినదిగా ఆహ్వానించినట్లు అధికారికంగా తెలియవచ్చినది. నూత్నమంత్రివర్గంలో ఎవర్ని నియమించదల్చుకొన్నదీ, వారిపేర్లను తెలియజేసూ త్వరలో జాబితా అందజేయ్యాలని కూడా శ్రీ ఝూను గవర్నర్ కోరినారట.

నాయకుడుగా ఎన్నికైన అనంతరం శ్రీ ఝూ గవర్నర్‌ఇంటికి వెళ్లి, ఆయనను కలుసుకున్నప్పుడు డాక్టర్ హుస్సేన్ పైవిధంగా ఆయనను కోరారు.

దీనికి ముందు తాత్కాలిక ముఖ్యమంత్రి శ్రీ దీప్‌నారాయణ్‌సిన్హా తను, తన సహచరమంత్రులు డిప్యూటీ మంత్రుల రాజీనామాలను గవర్నర్‌కు అందజేశారు. శ్రీ దీప్‌నారాయణ్ సిన్హా కూడా నేటి మధ్యాహ్నం గవర్నర్ ఇంటికి వెళ్లి ఆయనని కలిసికొన్నారు. నూత్నమంత్రివర్గం ఏర్పడే వరకు పదవీ బాధ్యతలను నిర్వహించవలసినదిగా శ్రీ సిన్హాను గవర్నర్ కోరినట్లు తెలుస్తున్నది.

శ్రీ బినోదానంద ఝూ నాయకత్వంక్రింద కొత్త మంత్రివర్గం ఫిబ్రవరి 12 వ తేదీ తర్వాతగాని, అంటే స్వర్గీయ డాక్టర్ సత్యనారాయణసిన్హా మృతిసందర్భంగా రాష్ట్రం అంతటా పాటింపబడుతున్న సంతాపదినం ముగిసిన తర్వాతగాని, అధికార ప్రమాణం స్వీకరించక పోవచ్చు. ఫిబ్రవరి 12 వ తేదీన స్వర్గీయ సిన్హా అధికార నివాస భవనంలో ఆయన శ్రాద్ధక్రియలు నిర్వహింపబడతాయి.

కొత్త మంత్రివర్గంలో జేర్చుకొనబోయే సభ్యుల విషయాన్ని గూర్చి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుతో చర్చించి, వారి ఆమోదం పొందడానికిగాను శ్రీ ఝూ ఫిబ్రవరి 12 వ తేదీ తర్వాత ఢిల్లీ వెళతారని ఆయన సన్నిహితవర్గాలవారు అంటున్నారు. శ్రీ ఝూ వయస్సు 61 సంవత్సరాలు.

బొంబాయిలో మూడు అగ్ని ప్రమాదాలు

ఒకమిల్లు పూర్తిగాదగ్ధమైనట్లు వార్త

బొంబాయి, ఫిబ్రవరి 9 :—

నిన్న ఉదయం సెంట్రల్ బొంబాయిలో ఒక నూలుమిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతియింది. 13 ఫైరింజన్లు గంటకు పైగా పంటలతో పోరాడి, చివరకు ఆర్పివేయగలిగాయి.

ఇదే ప్రాంతంలో ఉదయం సప్పినరకు పనిలేని సత్తి గోడవుకు కాలిపోయింది.

ఈరోజునే నార్తు బొంబాయిలో ఒక బస్సు డిపో, అగ్నిప్రమాదానికి గురి అయింది. మొత్తం ఎంత ఆస్తి నష్టమయిందో తెలియదు.

కేరళ ఉపఎన్నిక

కమ్యూనిస్టు అభ్యర్థి విజయం

త్రివేంద్రం, ఫిబ్రవరి 9:—

పర్లినియోజకవర్గం నుంచి కేరళ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో కమ్యూనిస్టుఅభ్యర్థి శ్రీ ఎం. వి. వాసు గెలుపొందినట్లు ప్రకటించబడింది.

ప్రజాసోషలిస్టు పార్టీ అభ్యర్థి శ్రీ ఎ. ఎస్. దివాకరన్‌ను 12,200 వోట్ల మెజారిటితో ఓడించి శ్రీవాసు గెలుపొందారు.

ఇంతకు ముందు కేరళ కమ్యూనిస్టుప్రభుత్వంలో మంత్రిగా వుండిన డాక్టర్.ఎ. ఆర్.మీనన్ మృతి చెందడం వలన ఈ ఉపఎన్నిక అవసరమయింది.

ఈ ఉపఎన్నికకు పోలింగ్ నిన్న జరిగింది.ఫలితాలు నేడు ప్రకటించబడినాయి.

మొత్తం ఓటర్ల సంఖ్య: 63,943.
పోలైన ఓట్లు 41,119.

కమ్యూనిస్టు అభ్యర్థి శ్రీ వాసుకు25,977 ఓట్లు లభించాయి. పి.ఎస్.పి. అభ్యర్థి శ్రీ దివాకరన్‌కు 13,760 ఓట్లు లభించాయి. చెల్లని వోట్లు 1,382.

పాకిస్తాన్‌లో వార్తా పత్రికల అమ్మకం

కరాచీకి ప్రథమస్థానం

కరాచీ, ఫిబ్రవరి 8 :—

పాకిస్తాన్‌లో పత్రికలను హెచ్చుగా కొని చదివే కేంద్రం కరాచీ అని పత్రికా రచయితల బోర్డు నేడుప్రకటించింది.పాకిస్తాన్‌లో మొత్తం 390794వార్తాపత్రికల ప్రతులు రోజుకుఅచ్చు అవుతున్నాయి. ఈ వార్తాపత్రికల ప్రతులలో 159960ప్రతులుకరాచీలోఅమ్ముడవుతున్నాయి.



ప్రధాని నెహ్రూ ఈ నెల 4 వ తేదీన హైదరాబాద్‌లో రాధాకిషెన్ బాలికా భవనానికి ప్రారంభోత్సవం చేసినప్పటి చిత్రం

ఇండియా అధిక్షేపణకు పాక్ విదేశాంగశాఖ మౌనం

: x :

అజాద్ కాశ్మీర్ సరిహద్దులకు సంబంధించి చైనాతో సంప్రతింపుల విషయంపై

కరాచీ, ఫిబ్రవరి 9:—

అజాద్ కాశ్మీర్-చైనా సరిహద్దుల నిర్ణయం విషయంపై చైనాతో సంప్రతింపులు జరపడానికి పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు భారత ప్రభుత్వం తెలియజేసిన అధిక్షేపణపై తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి పాక్ విదేశాంగశాఖ నిన్న నిరాకరించింది.

అయితే ఉభయదేశాలమధ్య సరిహద్దులు నిర్ణయం విషయంపై చైనాతో సంప్రతింపులకు పాక్ ప్రభుత్వం సిద్ధంగాఉన్నట్లు వెల్లడిస్తూ పాక్ విదేశాంగమంత్రి శ్రీ మంజూర్ కాదిర్ ఇటీవల చేసిన ప్రకటనను స్పష్టీకరించ వలసినదిగా భారతప్రభుత్వంనుంచి లాంఛనంగా తమకు ఒకలేఖ జేరిందని విదేశాంగకార్యాలయం అధికారులు అన్నారు.

కరాచీలోని ఇండియా తాత్కాలిక హైకమిషనర్ శ్రీ వి. సి. త్రివేదీ కొద్దిరోజులక్రిందట విదేశాంగశాఖ అధికారులను కలిసికొని పాక్ ప్రభుత్వం తలపెట్టిన యీ ఎత్తుగడపట్ల వ్యాగ్రూపకంగా అధిక్షేపణతెలియజేసినట్లు పైవర్గాలవారు వివరించారు.

జమ్మూ—కాశ్మీర్ రాష్ట్రం ఇండియాలో అంతర్భాగమనీ, దానికి సంబంధించిన ప్రాంతం అంతటిపై ఇండియా పరిపూర్ణ సార్వభౌమాధికారాలను కలిగి ఉన్నదనీ, కాబట్టి ప్రస్తుతం చట్టవిరుద్ధంగా తనఆక్రమణక్రింద ఉంచుకొన్న 'అజాద్ కాశ్మీర్' సరిహద్దులను నిర్ణయించడానికిగాని, ఆవిషయంపై ఒకరితో సంప్రతింపులు జరపడానికిగాని పాక్ ప్రభుత్వానికి ఎట్టి అధికారాలు లేవని శ్రీ త్రివేదీ విదేశాంగశాఖ అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తున్నది.

పాక్ విదేశాంగమంత్రి శ్రీ మంజూర్‌కాదిర్ ప్రకటనను స్పష్టీకరించాలని కోరుతూ భారత ప్రభుత్వం వ్రాసిన లేఖకుగాని, శ్రీ త్రివేదీ తెలియజేసిన అధిక్షేపణకుగాని పాక్ ప్రభుత్వం ఇంతవరకు ఎట్టి సమాధానం అందజేయలేదు.

జమ్మూ—కాశ్మీర్ సరిహద్దుల నిర్ణయం విషయంలో (అందులో కొంతభాగాన్ని చట్టవిరుద్ధంగా తను ఆక్రమించుకొన్నప్పటికీ) భారత ప్రభుత్వానికి ఇతరదేశాలవారితో సంప్రతించే అధికారంలేదని పాక్‌ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఒక వితండవాదాన్ని లేవనెత్తిన విషయం పాఠకులకు విదితమే. అజాద్—కాశ్మీర్ సరిహద్దుల నిర్ణయం విషయంలో ఇతర దేశాలతో సంప్రతించే అధికారం పాక్‌ప్రభుత్వానికిలేదని ఇండియా ప్రస్తుతం ఏ విధంగా వాదిస్తున్నదో ఇంచుమించు అదేధోరణిలో మొత్తం కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి పాక్‌ప్రభుత్వంకూడా అదే వాదాన్ని లేవనెత్తుతున్నది.

కాశ్మీర్ సరిహద్దులకు సంబంధించి భారత ప్రభుత్వం చైనాతో ఎట్టి ఒప్పందానికి వచ్చినా పాక్‌ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని గుర్తించదని ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ మూడునెలలక్రిందట ప్రకటించి ఉన్నాడు. కాశ్మీర్‌రాష్ట్రం చట్టబద్ధంగా భారతదేశంలో విలీనమైపోయిందని భారతప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా పాక్ ప్రభుత్వం దాన్ని ఇంకా ఇప్పటికీ వివాదగ్రస్త ప్రాంతంగానే పరిగణిస్తున్నది.

ఇది ఇలా ఉండగా అజాద్ కాశ్మీర్ సరిహద్దుల విషయంపై చైనాతో సంప్రతింపులకు తాము సంసిద్ధంగా ఉన్నట్లు పాక్‌విదేశాంగమంత్రి చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం అధిక్షేపణ తెలియజేయడం కరాచీలోని పశ్చిమరాజ్యాల దౌత్యవర్గాలవారికి ఆశ్చర్యం కలిగించడం లేదు. పైగా పాక్‌ప్రభుత్వంఇట్టి చర్యలద్వారా 'సెంటో' మొదలైన కమ్యూనిస్టు వ్యతిరేక కూటములకు తీరనిహాని కలిగించిన దవుతున్నదని వారు భావిస్తున్నారు. చైనాతో సంప్రతింపులకు మాత్రతీర్మా తన అంగీకారాన్ని ప్రకటించి ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆవిషయంలో ఇంతవరకు ఎట్టిచర్యలు తీసుకొనలేదనే తెలుస్తున్నది.

భూసార రక్షణకు కేంద్రంచే కార్యక్రమం

x

తృతీయ ప్రణాళికలో రు 11 కోట్లు కేటాయించే పథకంపై ప్రభుత్వ ఆలోచన

ఢిల్లీ, ఫిబ్రవరి 9:—

తృతీయ ప్రణాళికాకాలంలో నదీలోయ ప్రాజెక్టుల పరీవాహ ప్రదేశాలలో భూసార రక్షణకుగాను రాష్ట్రాలకు కొంత సహాయం చేసే ఒక కేంద్రకార్యక్రమాన్ని భారతప్రభుత్వం పరిశీలిస్తున్నది.

తృతీయప్రణాళికలో ఈ కార్యక్రమానికి రు 11 కోట్లు కేటాయించాలని ప్రతిపాదింపబడింది. భూసారాన్ని రక్షించవలసిన పరీవాహ ప్రదేశాన్ని, ఆ ప్రాంతంలోని కష్టనష్టాలను, భూసార రక్షణ ఆవశ్యకతను, ఈ కార్యక్రమాన్ని అమలుపరచటానికిగల యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ధనాన్ని దేశంలోని ప్రధాన నదీలోయ ప్రాజెక్టులకు విభాగిస్తారు.

ప్రధాన నదీలోయ ప్రాజెక్టుల పరీవాహ ప్రదేశాల భూసార పరిరక్షణ కార్యక్రమం ద్వితీయ ప్రణాళికలో అనుకొన్నంత జరుగక వాలు వెనుకబడింది. ఈ కార్యక్రమాన్ని సరిగా అమలు చేయటానికి తగిన ప్రణాళికలు లేకపోవటమే దీనికి కారణం. ఈ పని చాలరాష్ట్రాలకు సంబంధించినదే అయినప్పటికీ వీటిమధ్య సమన్వయం కుదిరేసంస్థ ఏదీ లేకపోవటం కూడా ఈ కార్యక్రమం వెనుకంజ వేయటానికి ఒక కారణం. ప్రజల సహకారం లభించక పోవటం మరొక కారణం.

పాకిస్తాన్ పరిశ్రమల మంత్రి భారత సందర్శనం

వచ్చే నెల సంభవం

రావల్పిండి, ఫిబ్రవరి 8:—

ఇండియాలో ఉక్కు కర్మాగారాలు పనిచేస్తున్న విధానాన్ని తిలకించే నిమిత్తం పాకిస్తాన్ పరిశ్రమల మంత్రి శ్రీ అబ్దుల్ కాసింఖాన్ త్వరలో ఇండియా సందర్శించనున్నారు.

బహుశా ఆయన వచ్చేనెల భారతదేశాన్ని సందర్శించ వచ్చునని ఆయన నిన్నిక్కడ పత్రికా విలేకరులకు తెలియజేశారు. తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లలో రెండు ఉక్కు కర్మాగారాల నిర్మాణ పని ప్రారంభించనున్న ఈ సమయంలో తాను భారతదేశాన్ని సందర్శించడం ఎంతో ప్రయోజనకారి కాగలదని ఆయన చెప్పారు.

తూర్పు పాకిస్తాన్‌లో ఉక్కు కర్మాగారానికి ఏప్రిల్ నెలాఖరులోగా విదేశీ సంస్థలు టెండర్లు దాఖలు చేయాలని పాకిస్తాన్ మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.

జీవితబీమా చట్టానికి సవరణ

ఫిబ్రవరి 14 పార్లమెంటు సమావేశంలోనే ప్రతిపాదన

(ఆంధ్రప్రభ విలేఖరి) న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:—

భారతీయ జీవితబీమా సంస్థల వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా కొత్త బిల్లును పార్లమెంటు సమావేశంలో ప్రవేశ పెడతారు. ఇతర బిల్లులకంటె దీనికి అధిక ప్రాధాన్యాన్ని యివ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 14 న సమావేశమయ్యే పార్లమెంటులోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి మూడు నాలుగు రోజులలోనే ఆమోదిస్తారు.

కొత్త చట్టాన్ని అనుసరించి విధిగా కొంత మేరకు భారతీయ జీవిత బీమా సంస్థలకే కొంత వ్యాపారాన్ని అప్పజెప్పవలసి వుంటుంది. ప్రవేశ పెట్టే బిల్లు జీవితబీమా చట్టానికి సవరణ రూపంలో ఉంటుంది.

ఇండియా పెట్రోల్ విధానం

ఆర్థికమంత్రికి వాషింగ్టన్ అభిప్రాయంపై లేఖ

ఢిల్లీ, ఫిబ్రవరి 8 :—

పెట్రోలుపై భారత ప్రభుత్వ విధానం మీద అమెరికన్ అభిప్రాయాలను వివరిస్తూ, వాషింగ్టన్‌లోని ఇండియా ఆర్థిక వ్యవహారాల కమీషనర్ జనరల్ శ్రీ బి. కె. నెహ్రూ ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ కి ఒక ముఖ్యమయిన రాత పంపారని తెలుస్తున్నది.

భారతదేశంలో, స్వాతంత్ర్యాన్ని హక్కులు పుంటే ప్రైవేటు బయిల్ కంపెనీలకు ఇప్పటికంటే ఎక్కువగా ప్రోత్సాహం యివ్వవలసిందని వాషింగ్టన్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తున్నది.

ఆసియా - ఆఫ్రికా న్యాయశాస్త్ర సలహాదారుల సంఘ సమావేశం

టోకియోలో వచ్చేవారం ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:—

టోకియోలో వచ్చేవారం ప్రారంభం కానున్న ఆసియన్ ఆఫ్రికన్ న్యాయశాస్త్ర సలహాదారుల సంఘం నాల్గవ సమావేశానికి హాజరు కానున్న భారత ప్రతినిధివర్గంలో అటార్నీ జనరల్ శ్రీ ఎం. సి. సెటల్వాడ్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎస్. కె. దాస్, న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ బి. ఎన్. లోకుర్, టోకియో భారత రాయబార కార్యాలయంలో సలహాదారుడు శ్రీ పి. కె. బెనర్జీ వున్నారు.

ఆసియా ఆఫ్రికా దేశాల ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన ఈ సంఘం వార్షిక సమావేశం రెండువారాలపాటు జరుగుతుంది. ఈ సమావేశానికి జపాన్ ప్రధాని ప్రారంభోత్సవం చేయగలరని తెలుస్తున్నది.

సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, విదేశాంగ వ్యవహారాలశాఖ గౌరవ న్యాయ సలహాదారు శ్రీ బి. సేన్ ఈ సమావేశానికి సెక్రటరీ జనరల్‌గా వుంటారు.

బొంబాయి అసెంబ్లీలో గరిష్ఠ భూకమతాలబిల్లు

రెవిన్యూమంత్రిచే ప్రతిపాదన

బొంబాయి, ఫిబ్రవరి 9:—

బొంబాయి రెవిన్యూమంత్రి శ్రీ వి. పి. నాయక్ నిన్న రాష్ట్రశాసనసభలో భూకమతాల గరిష్ఠ పరిమితి బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లు 16 నుండి 48 ఎకరాలవరకు మాగాణి భూమునీను, 84 నుండి 156 ఎకరాల మెట్ట భూమిని, గరిష్ఠ పరిమితిగా నిర్దేశించింది.

బుద్ధిమంతుల వృద్ధికి దోహదం

జంషెడ్‌పూర్‌లో దాదాపు 48,000 మంది పిల్లలు బడికివెళ్లి చదువుకుంటున్నారు. అక్కడి బడులలో 34 స్కూళ్లను టాటా స్టీల్ సంస్థవారే నడుపుతున్నారు; వాటిలో 17 బడులు రెండు షిఫ్టులలో పనిచేస్తాయి. టాటా సంస్థ, మరి 122 బడులకు, పెట్టుబడుల రూపంలోగాని పొటునరి గ్రాంట్లుగాని సహాయం చేస్తోంది. వివిధ భాషా ప్రాంతాలవారు కలసి మెలగే ఈ పారిశ్రామికవాడలో అందరికీ అనువుగా ఉండడంకోసం మెట్రిక్యులేషన్ వరకూ నాలుగు భాషలలో విద్యాబోధనకు వసతులు ఏర్పరిచారు.

టాటా పనివారి పిల్లలకు ఉచితంగా విద్య నేర్పుతారు; లేదా ఆయా ఉద్యోగుల రాబడినిబట్టి రుసుము తగ్గిస్తూ వుంటారు. ఈ బొమ్మలో ఉన్నది ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న మెంషిప్ మాస్త్రీ శ్రీ పత్వారీ, ఆతని కుమారుడు కామేశ్వర్ ప్రసాద్. కామేశ్వర్ 1959 మెట్రిక్యులేషన్ పరీక్షలో మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. అందువల్ల ఆతనికి యూనివర్సిటీ స్టైపెండ్, అదైన నెలకి రు. 75/— చొప్పున టాటా స్టీల్ జాతీయ స్కాలర్‌షిప్పు లభించాయి. తండ్రియొక్క కొద్దిపాటి రాబడికి బాకీని లేకుండా కామేశ్వర్ ఈ విధంగా కాలేజీ చదువు పూర్తిచేసుకోవచ్చు.

జాతీయ స్కాలర్ షిప్పులే కాక, పిల్లలు ఉన్నత విద్య నభ్యసించడానికి, టాటా సంస్థ అనేకవిధాల సహాయం చేస్తోంది. ఈ విధంగా జంషెడ్‌పూర్‌లో బుద్ధిమంతులయిన పిన్నలు వృద్ధికి రావడానికి, ఆ రాయా విద్యలలో పరిణతులు కావడానికి ఇక్కడ ఎంతో ప్రోత్సాహం, దోహదం లభిస్తున్నాయి. జంషెడ్‌పూర్‌లో పరిశ్రమ అనేది జీవనాధారమే కాదు—జీవనవిధానంకూడా.

జంషెడ్‌పూర్
ఉక్కు నగరం

The Tata Iron and Steel Company Limited

మేనర్స్ గ్రైప్ మిక్శ్చర్
వాడి
ముఖముమీద చిరునవ్వు రావడము చూడండి

మేనర్స్ గ్రైప్ మిక్శ్చర్ పాపాయి యొక్క వాయు రోగము, ఎదికిరి బిగపెట్టు రోగమును సామ్యముగా నివారించును. పళ్లు వచ్చేటపుడు కలుగు కడుపులోని అస్వస్థతలు రాకుండా చేయుటలో కూడ అది సహాకరించును.

ఇది ఒక మేనర్స్ ఉత్పత్తి.

లావణ్య

క్రొత్త దైన టాయిలెట్ సబ్బు

మిక్కిలి అందమైన మిక్కిలి సౌందర్యమైన దేహ కాంతికి

లావణ్యయొక్క సౌమ్యమైన నురుగు గొలిపె సువాసనలు మిమ్ములను రోజంతా యౌవనవంతముగను, తాజాగను నుంచును.

టాటా ఆయిల్ మిల్సు లిమిటెడ్, బొంబాయి.

మన పంచాయితీలు
సమితి కార్యక్రమాలలో మహిళల శ్రద్ధాసక్తులు

: x :

పెక్కుచోట్ల శిక్షణ శిబిరాల నిర్వహణ

ఈమనిలో మహిళల శిక్షణ శిబిరం

ఈమని బ్లాక్ పంచాయతీ సమితి యందలి చిలువూరు గ్రామములో ఇటీవల మహిళల గ్రామ సహాయక శిక్షణ శిబిరము నిర్వహింప బడినది. ఈమని పంచాయతీ సమితి అధ్యక్షులు శ్రీ పుతుంబాక శ్రీరాములు జరిపిరి. చిలువూరు గ్రామ పంచాయితీ అధ్యక్షులు శ్రీ బలరామయ్య జాతీయ పతాకావిష్కరణ జరిపిరి. 40 మంది మహిళలకు శిక్షణ ఇవ్వబడినది. శిబిరము జరుప బడిన సమావేశాలకు గుంటూరు జిల్లా మహిళా సంక్షేమ సహకారిణియైన టి. పద్మావతి, డాక్టర్ సి. వీరయ్య చౌదరి గుంటూరుజిల్లా పరిశ్రమ శాఖాధికారి కె. ఎల్. నరసింహరావు, డాక్టర్ రాజ్యలక్ష్మి, తెనాలి. ఈమని బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరుగారైన శ్రీయుత లింగేశ్వరరావు, తుమ్మపూడి శ్రీ సూర్యదేవ సంజీవదేవు పండితారాధ్యుల లింగమూర్తి, జ్వాలాపతి లింగశాస్త్రి అభివృద్ధి కార్యక్రమములను గూర్చి మాట్లాడిరి. మహిళల భజన కార్యక్రమము ఏర్పాటుచేయబడినది. గుంటూరుజిల్లా ప్రచార యూనిటీవారి బుర్రకథ ఏర్పాటుచేయబడినది. మహిళా మండలి ప్రెసిడెంటు ఏళ్ళ పిచ్చమ్మగారు వందన సమర్పణతో సభముగిసినది. ఈసందర్భమున 15మంది మహిళలకు నవారు నేత శిక్షణా కేంద్రమువిర్పాటు చేయబడినది.

వందిగామ సమితి

నందిగామ పంచాయితీ సమితి అధ్వర్యమున నందిగామ పంచాయితీ సమితి ప్రాంతమునందలి మహిళలకు ఆరోగ్యము, పారిశుధ్యము, శిశుపోషణ, ఆహార నియమములు, వ్యవసాయము, పెరటితోట పెంపకములలో శిక్షణ నిచ్చుటకు నందిగామలో మహిళా శిక్షణ శిబిరము జరుప బడినది.

నందిగామ మహిళామండలి అధ్యక్షురాలు శ్రీమతి జయంతి శాధమ్మగారు జండాప్రతిష్ఠ గావించిరి. పార్లమెంటుసభ్యురాలు శ్రీమతి కె.అచ్చమాంబ శిక్షణ శిబిరమును ప్రారంభించిరి. ప్రారంభోత్సవ సభను స్త్రీ సంక్షేమశాఖ(అసిస్టెంటు) డైరెక్టరు శ్రీమతి కృష్ణకుమారి ఎస్. రావుగారు అధ్యక్షత వహించిరి.

నందిగామ పంచాయితీసమితి బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ ఎస్. మధుసూదనరావు శిక్షణ శిబిర ఆవశ్యకతను గూర్చి మాట్లాడిరి. నందిగామ పంచాయితీసమితి అధ్యక్షులు శ్రీ



"నేటి రైతు పరిస్థితి"

కాసిరెడ్డి సత్యనారాయణప్రసాదుగారు సమాజ వికాస ఆశయముల గూర్చి మాట్లాడిరి.

విజయవాడ మాంటిసోరి స్కూలు ప్రిన్సిపాలు శ్రీమతి వి. కోటేశ్వరమ్మ మాతా శిశు సంక్షేమమును గూర్చి మాట్లాడిరి. విజయవాడ రక్షణగృహ సూపరింటెండెంటు శ్రీమతి జె. వరలక్ష్మి భారత రాజ్యాంగము—స్త్రీల హక్కులను గూర్చి మాట్లాడిరి. విజయవాడ స్త్రీసంక్షేమ శాఖాధికారిణి శ్రీమతి అయనవోలు సత్యవతి మహిళాభ్యుదయ కార్యక్రమములను గూర్చి మాట్లాడిరి.

పంచాయితీసమితి సభ్యులు శ్రీ రేపాల బుచ్చిరామశేషయ్యశ్రేష్టిగారు, కొటారి వెంకటేశ్వర్లు రావుగారు, శ్రీ డా. మండవ సుబ్బారావు గారు, సమితి ప్రాథమిక ఆరోగ్యకేంద్ర డా. బాపన్న శాస్త్రిగారు మాట్లాడిరి. నందిగామ మహిళా మండలి కార్యదర్శిని, కుమారి టి. సత్యవతిగారి వందనసమర్పణతో శిబిర కార్యక్రమములు ముగిసినవి.

ప్రత్యక్ష ప్రదర్శనములు, వినోద వైజ్ఞానిక కార్యక్రమములు ఏర్పాటుచేయబడినవి. నందిగామ పంచాయితీసమితి ప్రాంతములోని మహిళా మండలి సభ్యులకు విజయవాడకు విజ్ఞానయాత్ర ఏర్పాటు చేయబడినది.

తిరువూరు సమితి

తిరువూరు పంచాయతి సమితిలోని మారేపల్లి గ్రామంలో గ్రామ సహాయకుల శిక్షణ శిబిరం నిర్వహించబడింది. స్థానిక శాసనసభ్యులు శ్రీ పేట బాపయ్య, పంచాయతిసమితి ప్రెసిడెంటు శ్రీ నన్నక రామకృష్ణయ్య, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ సి. వెంకటేశ్వరరావు తదితరులు రాగానే గ్రామస్తులు బ్యాండు వాయిద్యాలతో స్వాగతమిచ్చారు. జండా వందన తరువాత శ్రీ పేట బాపయ్యగారి అధ్యక్షతన జరిపిరి.

బహిరంగసభ జరుపబడినది. శ్రీ పి. వెంకటేశ్వరరావు, బ్లాకు డిమాన్‌స్ట్రేటరు శ్రీ బి. సత్యనారాయణ, పశువుల డాక్టర్ శ్రీ కె. రామమోహనరావు, పశువైద్య విస్తరణాధికారి శ్రీ ఏ. లక్ష్మణరావు, సహకార విస్తరణ శాఖాధికారి శ్రీ వి. అప్పలనరసయ్య, పంచాయతి విస్తరణాధికారి శ్రీ యం. అప్పారావు, విద్యావిస్తరణాధికారి శ్రీ కె. సూర్యారావు, సాంఘిక విద్యా ప్రచారకుడు శ్రీ కె. కృష్ణమూర్తి వివిధ కార్యక్రమములను గురించి ప్రసంగించారు. శ్రమదానంగా హరిజనవాడలో రోడ్డు నిర్మింపబడినది. రాత్రి వినోద ప్రదర్శనాలు, సినిమా ఏర్పాటుచేయబడినది. ఇందు షుమారు 2000 ప్రజలు పాల్గొన్నారు. చివరిరోజు శ్రీ నన్నక రామకృష్ణయ్యగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. శ్రీ పి. వెంకటేశ్వరరావుగారు గ్రామ సహాయకుల కర్తవ్యాలను గురించి వివరించారు. శ్రీ కోరుకొండ రాఘవులుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

సబ్బవరం సమితి

విశాఖపట్నంజిల్లా, అనకాపల్లి తాలూకాలోని సబ్బవరం, రెండవదశ పంచాయితీసమితి మేళా మహోత్సవం గొటివాడ గ్రామ పంచాయితీసమితి ప్రెసిడెంటు శ్రీ సాలాపు చినఅప్పలనాయుడు ఆదర్శ వ్యవసాయ క్షేత్రం వద్ద మూడవసారిగా జరుపబడినది.

తుమ్మపాల సహకార పారిశ్రామిక పంచదార ఫ్యాక్టరీలో ఉత్పత్తికాబడిన వస్తువులు మొదలగునవి ప్రదర్శనకు తీసుకొని రాబడినవి. ప్రదర్శనలోని వస్తువులేవీ బ్లాకు యేరియాకు అవతల నుండి తీసుకొనిరాబడలేదు. వస్తుప్రదర్శనతోపాటు, పశుప్రదర్శన కూడా జరిగినది.

సమితి ప్రెసిడెంటుగారు జాతీయ పతాకావిష్కరణ గావించారు. జిల్లాకలక్టరుగారు వస్తు, పశు ప్రదర్శనాలకు ప్రారంభోత్సవం చేశారు. ప్రదర్శనస్థలంవద్దకు రాగానే జిల్లా కలక్టరు శ్రీ బి.ఆర్.కె. శాస్త్రి జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ రాజా సాగి సూర్యనారాయణరాజుగారు జిల్లాపరిషత్ వైస్—చైర్మన్ శ్రీ బి. శ్రీరామమూర్తికి, సమితి ప్రెసిడెంటు శ్రీ సాలాపు చినఅప్పలనాయుడుగారు, సమితి మెంబర్లు, బ్లాకుడెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ గంపా గోపాలరావుగారు స్వాగతం చెప్పారు.

సభకు పదివేలమంది ప్రజలు హాజరయ్యారు. జిల్లాపరిషత్తు చైర్మన్ శ్రీ రాజా సాగిసూర్యనారాయణరాజు సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి జాతీయ ప్రణాళిక దృష్టిలో ఉత్పత్తి పెంపొందింపుట యొక్క, కుటుంబనియంత్రణ పాటింపుట యందలి, ఆవశ్యకతను వివరించారు. జిల్లాకలెక్టరు యీమేళా ఉత్సవం మొదటి తరగతిదని పేర్కొన్నారు. రెండవ పంచవర్ష ప్రణాళికాకాలమున విభజింపబడిన సబ్బవరం సమితి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు రు. 15,00,000 లు వ్యయమయ్యెననీ, మూడవప్రణాళికాకాలమున రు 26,00,000లు ప్లానులు, స్కీములు అములుపర్చబడుచున్నవని చెప్పారు. జిల్లాపరిషత్ వైస్—చైర్మన్ గారు, సమితి ప్రెసిడెంటు శ్రీ సాలాపు చినఅప్పలనాయుడుగారిని, సమితి సిబ్బందిని అభినందించారు.

బుర్రకథలు, నాటకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూపే సినిమాలు, మొదలగు వినోదాలు ప్రదర్శింపబడినవి. సమితి ప్రెసిడెంటుగారిచే బహుమతులు పంచబడినవి. ఖర్చులు నిమిత్తం గవర్నమెంటుచే మంజూరుకాబడిన రు 500 గ్రాంటు ఒక్క బహుమతులకే వినియోగింపబడినది. ఈఉత్సవం యొక్క ఖర్చు చాలవరకు సమితి ప్రెసిడెంటుగారిచే భరింపబడినది. సమితి మెంబర్లు కొందరు పెద్దరైతులు కూడ ధనవస్తు రూపములో సహాయం చేశారు.

మైలవరం సమితి

మైలవరం పంచాయితీ సమితి అధ్వర్యమున మైలవరములో మేళా ఉత్సవములు జరుపబడినవి.

శ్రీ మేళా సత్యనారాయణ పంచాయితీసమితి అధ్యక్షులు పెనుగంచిప్రోలు జండా ప్రతిష్ఠాపన జరిపిరి. శ్రీ యస్.ఎ.ఆర్.జి. నరసింహారావు (పంచాయితీసమితి అధ్యక్షులు) పారిశ్రామిక వ్యవసాయ, పశుపోషణ ఆరోగ్య మొదలగు ప్రదర్శనలకు ప్రారంభోత్సవముజరిపిరి. ఆటలపోటీలు రాత్రికి నాటికలు వైజ్ఞానిక ప్రదర్శనముల పోటీలు జరిగినవి.

రెండవనాడు పశుప్రదర్శనము ఎడ్లపందెములు మేలుజాతి కోళ్లను డాక్టరు జి. రామచంద్రరావు గారు తదితరులు ఎన్నిక జరిపిరి. రాత్రికి జరిగిన బహిరంగసభకు శ్రీ యస్.ఎ.ఆర్.జి. నరసింహారావు అధ్యక్షత వహించిరి. శ్రీ సీతారామయ్య హెడ్‌మాస్టరు జిల్లాపరిషత్ — హైస్కూలు వారిచే బహుమతులు పంచిపెట్టబడినవి. శ్రీ ఎ. సత్యనారాయణ, బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ సీతారామయ్య హెడ్‌మాస్టరు తదితరులు సభలో మేళా ఆవశ్యకతను గూర్చి ఉపన్యసించిరి.

శ్రీ జి. సుబ్బారావు వందనసమర్పణచేశారు.

పొదిలి

నెల్లూరు జిల్లా పొదిలె తాలూకా సూదనగుంట గ్రామంలో పొదిలె బ్లాకు గ్రామస్థాయి కార్యకర్తగారైన శ్రీ సయ్యద్ అహమ్మద్‌గారి ఆధ్వర్యమున నలుబదిమంది సభ్యులతో కూడిన శ్రీ రామభజన మండలి ప్రారంభింప బడినది. సదరు భజన మండలికి శ్రీ కశిరెడ్డి వోబుళనర్సుకు వెంకటనర్సారెడ్డి, ప్రెసిడెంటు, శ్రీ దేశం అక్కిరెడ్డికు, వెంకటనర్సారెడ్డి, వైస్ ప్రెసిడెంటు, యల్లంరాజు వెంకటేశ్వరరావు, సెక్రటరి, శ్రీ చిమలమర్రి రామమూర్తి, అసిస్టెంటు సెక్రటరి, శ్రీ చిమలమర్రి వెంకట నృసింహయ్య, లక్ష్మీనరసింహారావు, కోశాధికారి. గార్లను ఏకగ్రీవముగా సభ్యులెల్లరు ఎన్నుకొనడమైనది.



రైతు రాజ్యం

నిమ్మ, నారింజ తోటల పెంపకం విధానాలు

దానిమ్మకాయ నిలవనప్పుడు:—

చికిత్స:—చునవిహాల్జి, వేరుశనగపిండి కలిపి చెట్టుకి నాలుగు పౌనుల చొప్పునవేయాలి. నీరు నిలువ వుండకుండా చేయాలి.

నారింజ ఆకుల్ని పురుగులు తింటున్నప్పుడు బి. హెచ్. సి. ఒక ఔన్సు ఒక గ్యాలనునీళ్లలో కలిపి చల్లాలి.

నిమ్మకు పచ్చ పురుగు పడి ఆకులు ముడత పడినప్పుడు గెమాక్సిన్ 50 శాతంఒక ఔన్సుకి, రెండు గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపి చల్లాలి.

దానిమ్మకు పురుగుబడి గుడ్లు కనబడుతున్నప్పుడు ఎండ్రిన్ ఒక ఔన్సుకు నాలుగు గ్యాలన్ల నీళ్లచొప్పున కలిపి చల్లాలి.

నిమ్మ నారింజలకు బట్టే బూజా తెగులుకు పెరాథియన్ ఒక ఔన్సు నాలుగు గ్యాలన్ల చొప్పున కలిపి చల్లాలి. వారా ఎండ్రిన్ ఒక ఔన్సు 4 గ్యాలన్ల నీళ్లతో కలిపి చల్లాలి. అప్పుడు బూజా తెగులు నశిస్తుంది.

నిమ్మ నారింజ కొమ్మల బెరడు తింటునప్పుడు బి. హెచ్. సి. 50 శాతం అర ఔన్సు గ్యాలన్ నీళ్లచొప్పున కలిపి చల్లాలి.

దానిమ్మకాయలు పుచ్చిపోతున్నపుడు

దానిమ్మకాయకు కొనవుండే పువ్వులో పురుగు గుడ్డు పెడుతుంది. కాయనంతాళ్ళభం చేసి బి.హెచ్.సి. 5శాతం ఒక ఔన్సు, ఒకగ్యాలన నీళ్ళలో కలిపి చల్లాలి. అప్పుడు అవ్యాధి తగ్గుతుంది.

నిమ్మ కొమ్మలకి పురుగుపడుతున్నప్పుడు శాతం బోర్డో మిశ్రమం చల్లాలి.

నారింజ ఏపుగా పెరిగినప్పుడు సూపర్ ఫాస్ఫేటు పౌను చొ॥న వేయాలి.

నిమ్మ నారింజకు పూత కాయ లేనప్పుడు:—చెట్టు చుట్టూ ఆరతడుగు లోతుత్రవ్వి వేళ్ళు కొద్దిగా కత్తిరించి, పశువుల ఎరువు, వేరు శనగపిండి, సూపర్ ఫాస్ఫేటు, అమ్మోనియా సల్ఫేటు కలిపి, చెట్టుకి అయిదు పౌనుల చొప్పున వేయాలి.

నిమ్మ చెట్లకు ఇగురు పుట్టగానే పురుగులు తినివేస్తున్నప్పుడు, డి. డి.టి 50 శాతం ఔన్సు 3 నాలుగు గ్యాలన్ల నీళ్ళచొప్పున కలిపి చల్లాలి.

బత్తాయి పండిపోయి పూత పిందరాలిపోతున్నప్పుడు:—

క్యాప్రాలిట్ ఔన్సుకి 4 గాలన్ల నీళ్ల చొప్పున కలిపి 15 రోజులకొకసారి మూడుసార్లు చల్లాలి.

నిమ్మకాయకు గజ్జి పడుతున్నప్పుడు బోర్డో మిశ్రమం రెండు సార్లు చల్లాలి. అప్పుడు గజ్జి తగ్గుతుంది.

నిమ్మ నారింజ కాయలు చిన్నవిగాకాస్తున్నప్పుడు, పది పౌనులు వేరుశనగపిండి, మూడు పౌనులు సూపర్‌ఫాస్ఫేటు పూతపూసేకాలంలో తయారవుతున్నప్పుడు ఎండ్రిన్ ఒక ఔన్సుకు నాలుగు గ్యాలన్ల నీళ్లచొప్పున కలిపి చల్లాలి.

నిమ్మకు పట్టిన పురుగులకు ఎన్నిమందులు వాడినా తగ్గనప్పుడు, హెచ్. ఇ. టి. ఎఫ్. ఒక ఔన్సుకు నాలుగు గ్యాలన్ల నీళ్ళు కలిపి పంపుతో కొట్టాలి. అప్పుడు ఆపురుగులు నశించును.

దానిమ్మకాయలు లోపల డొల్లగా అవుతున్నప్పుడు:—ఎండ్రిన్ ఒకఔన్సుకి, నాలుగు గ్యాలన్ల నీళ్లు కలిపి చల్లాలి.

దానిమ్మకాయలు పిడికెడు ప్రమాణానికి రాగానే క్రింది భాగాన నల్లనిమచ్చలు ఏర్పడి నీరుకారుతూ గింజలు చెడిపోతున్నప్పుడు చేయవలసిన చికిత్స:—పిందెమీద పువ్వున్నప్పుడే బోర్డో మిశ్రమం గాని క్యాప్టావిన్ గాని ఒక ఔన్సు ఒకటిన్నర గ్యాలన్ల నీళ్లలో కలిపి చల్లండి. దీనినే ఫంగస్ తెగులు అంటారు. పై విధముగాచేసిన ఈతెగులు నశిస్తుంది.

వంగతోటలు

వంగతోటకు తెల్లటి పురుగుపడి ఆకులు

వేగంగా పోయే డీసెల్ ట్రాక్టర్

స్టాలిన్‌గ్రాడ్, ఫిబ్రవరి 9:— 75 అశ్వశక్తిగల "డిటి—75" అనే హైస్పీడ్ డీసెల్ ట్రాక్టర్ యొక్కడ పరీక్షింపబడింది. అది గంటకు 5 నుండి 9 కిలోమీటర్ల వేగాన వెళ్లగలదు. సామాన్యంగా ట్రాక్టర్ల వేగం సుమారు గంటకు 4 కిలోమీటర్లు మాత్రమే. ఈ ట్రాక్టరును సరుకుల రవాణాకు ఉపయోగించేటప్పుడు అది గంటకు 10.5 కిలోమీటర్ల వేగాన నడవగలదు.

గాలన్ల నీళ్లలో కలిపి చల్లవలెను.

వంకాయలకు పుచ్చుపట్టినప్పుడు డి. డి. టి 0—1 శాతం పదిహేనురోజుల కొకసారి చల్లవలెను.

వంగమొక్క వెర్రితలలు వేస్తున్నప్పుడు ఇటువంటి మొక్కలకు వేరేమార్గం లేదు.

వంగపిందెలు రాలటము, కాయలు పుచ్చుపట్టినప్పుడు:

తోట వేసిన 15, 20 రోజులకు పెరాథియాన్ ఒక ఔన్సు, అయిదు గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపి పంపుతో కొట్టవలెను. కోతకోసేటప్పుడు కొట్టకూడదు. ఈ మందు చల్లిన మూడు వారముల వరకు కాయలను తెంపగూడదు. ఎందుకంటే ఈ మందు విషపదార్థం.

వంగమొక్కలకు చీమలుపట్టి పూత పిందె రాలుస్తున్నప్పుడు తీసికోవలసిన జాగ్రత్తలు:



ఈ నెల 7 వ తేదీన కృష్ణాజిల్లాలోని మునగపాడు చెరువుప్రాజెక్టుకు పబ్లిక్‌వర్క్సు శాఖా మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు శంకుస్థాపన జరిపారు. ఈ ప్రాజెక్టుకు "సత్యనారాయణసాగర్" అని పేరుపెట్టారు శ్రీ కాకాని వెంకటరత్నం, శ్రీ పేట బాపయ్య ప్రభృతులు ఉన్నారు

చెట్లకు నీరు పెటాలి. ఒకపౌను అమ్మోనియాసల్ఫేటు, వేయాలి. అప్పుడు నిమ్మ, నారింజలకు కాయలు బాగా కాస్తవి.

నారింజకు బూడిద తెగులు పట్టినప్పుడు, అంటే పిందెలు పడే సమయంలో కస్ప్ర ప్రాలిటు ఔన్సుకు రెండు గాలన్ల చొప్పున కలిపి చల్లాలి. అప్పుడు నారింజకు పట్టే బూడిద తెగులు తగ్గుతుంది.

నిమ్మకు పచ్చే బొబ్బెర తెగులుకు ఎండ్రిన్ ఒక ఔన్సుకి, నాలుగు గ్యాలన్ల నీళ్ళతో కలిపి చల్లాలి. అప్పుడు నిమ్మలకు పచ్చే బొబ్బెరతెగులు తగ్గుతుండంటి.

నారింజ చెట్లకు బంకపడుతున్నప్పుడు, ఒక ఔన్సు సున్నం, పౌను మైలతుత్తం, ఒకగ్యాలను నీళ్లలో కలిపి, బంకపున్న చోటల్లా రాయాలి. అప్పుడు నారింజలకు పచ్చే బంక తగ్గుతుంది.

దానిమ్మకాయల లోపల గింజలు నల్లగా పసిమిని తింటునప్పుడు తీసికోవలసిన జాగ్రత్తలు:

ఈ పురుగువల్ల కాడలు నల్లగా మసిబారి, వాడిపోతాయి. గెమిక్సెన్ గాని, ఎండ్రిన్ గాని, చల్లాలి. లేకపోతే పెరాథియాన్ ఒక ఔన్సుకి ఆరుగాలన్ల నీళ్ల చొప్పున కలిపి చల్లాలి. ఇదివిష పూరితం. తగు జాగ్రత్త తీసుకోవడం చాల మంచిది. ఈ మందువాడిన తరువాత కాయలను వెంటనే వాడకూడదు. వంగకొమ్మలకు, కాయలకు పచ్చే పుచ్చుతెగులుకు చికిత్స 0—1 శాతం లిండెన్, 0—2 శాతం లేక డి. డి. టి. 0—1 శాతం పదిహేను రోజుల కొకసారి చల్లాలి. వంగమొక్కలు నాటిన పదిరోజులకు ఆ మందు వాడాలి. ఈమందు గూడా విషపూరితం కాబట్టి తగు జాగ్రత్త తీసుకొనవలెను. కాయకుతగు మందు చల్లగూడదు.

వంగపూతను, పిందెను పురుగులు కొట్టివేస్తున్నప్పుడు పెరాథియాన్ ఒక ఔన్సు 4 పెరాథియాన్ ఒక ఔన్సు, ఆరుగ్యాలన్ల నీళ్లతో కలిపి, మొక్కలచుట్టూ మొక్కలమీద చల్లాలి.

వంగమొక్కలకు అక్షత పురుగు పట్టినప్పుడు: ఎండ్రిన్ ఒక ఔన్సు నాలుగు గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపి చల్లాలి. అప్పుడు అక్షత పురుగులు నశిస్తవి.

వంగమొక్కల్లో అర అంగుళం పురుగు వుండి కాయలు కాయనప్పుడు పెరాథియాన్ ఒకఔన్సు ఆరుగ్యాలన్ల నీళ్లతో కలిపి, చెట్టు మీద మొదట్లో చల్లాలి. అప్పుడు ఆపురుగు నశిస్తుంది.

కాఫీ మొక్కలకు అనుకూలమైన ప్రదేశములు:

ఈ మొక్కలకు 60 నుంచి 70 వరకు వర్షపాతం చూపించే ప్రదేశాలు అనుకూలమైనవి.

(ఆకాశవాణి సౌజన్యంతో)



1908లో తాము నిర్మించిన తొలి విమానం "రైట్ ఎయిర్‌ప్లేన్"ను పరిశీలిస్తున్న అర్విల్‌రైట్, విల్బర్‌రైట్

విమానం కనుగొన్న రైట్ సోదరులు

అమెరికా తూర్పు కోస్తాకు కొంచెందూరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ఇసుకదీవి మీద కిట్టిహాక్ అని ఒక కుగ్రామం ఉన్నది.

మానవుడు శతాబ్దాలుగా కంటున్న ఒకగొప్ప కల1903డిసెంబరు17న అపూర్వోనిజమైంది. విల్బర్ రైట్, అర్విల్ రైట్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ ఇసుకమైదానంలో మొట్టమొదటిసారి జయప్రదంగా విమానాన్ని ఎగిరించి 12 సెకండ్లు సేపు గాలిలో ఉండేట్లు చేయగలిగారు. ఒక యంత్రం మనిషిని భూమిమీదనుంచి పైకెత్తికుపోయి గాలిలో నడుపగల్గటం ఇదే మొదటిసారి. ఆ విమానం కొద్దిసేపు అట్లా పయనించినమీదట మళ్లీ ఎగిరిన చోటంత ఎత్తు ప్రదేశంలోవచ్చి వాలింది.

రైట్‌సోదరులతండ్రి ఒక చర్చి అధికారి. ఆయనకు అయిదుగురు సంతానం. మిగతా ముగ్గురూ కాలేజీలోచేరి చదువుకొన్నారు. విల్బర్, ఆర్విల్‌లు మాత్రం హైస్కూలుచదువుపూర్తికాగానే పాతసైకిళ్ళు రిపేరుచేసే వ్యాపారానికి పూనుకొన్నారు. కొన్నాళ్లు ముద్రణాలయం నడిపారు. ఆ తరువాత డేటన్ (ఓహైయో) అనే బస్తీలో సైకిల్ షాపు పెట్టారు. అప్పటినుంచి గాలిలో ఎగిరే యంత్రాలనుగురించి ఆలోచన మొదలు పెట్టారు.

డిసెంబరు 14 న మొదటిసారి తమ విమానాన్ని ప్రయత్నించి చూచారు. ఆరోజు విల్బర్ అందులో ఎక్కాడు. ఆ వేళ 3 సెకండ్లుమాత్రమే గాలిలో ఉండగల్గింది. రెండోసారి 17 వ తేదీన ఆర్విల్ నడిపాడు. అప్పుడు జయప్రదంగా నడిచింది. ఆ తరువాత చాల సంవత్సరాల వరకు విమానాలను నిర్మించి నడిపి చూస్తూ వచ్చాడు.

1908 సెప్టెంబరులో విల్బర్ రైట్ విమానం నడపటంలో ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఫ్రాన్సులో తనవిమానాన్ని గాలిలో 31 నిమిషాల 25 సెకండ్లలో 52 మైళ్లు నడిపించాడు. అప్పుడది గొప్ప సంగతి.

విల్బర్ రైట్ 1912 లోనూ, ఆర్విల్ 1948 లోనూ మరణించారు.



మీ టార్చిలో ఎస్ట్రెలా బ్యాటరీ వేయండి...
మీ చేతిలోకి సూర్యకాంతి వచ్చినట్లే
ఎస్ట్రెలా ఫ్లాష్‌లైట్ బ్యాటరీలు
ఎస్ట్రెలా బ్యాటరీస్ లిమిటెడ్, బొంబాయి, మద్రాసు, ఢిల్లీ, కలకత్తా, కాన్పూర్.

ప్రశస్తమైన తయారి
• న్యూ పరాక్
• ఒమేగా
• న్యూచైనా
బనియనులు
KISHA
KISHA KNITTING CO.
కిషా నిటింగ్ కంపెనీ, తిరుపూర్.

ప్రెస్టిజ్ ప్రెషర్ కుక్కర్స్


"ప్రెస్టిజ్" అన్నివిధాలా ఉపయోగపడే ప్రెషర్ కుక్కర్ కొనడం చాలా లాభకరము. ఎందుకంటే వంటచెరుకుకు, బొగ్గుకుపెట్టే ఖర్చు ఎప్పటికప్పుడు తగ్గుతూ దానిమీద పెట్టిన పెట్టుబడి అది తెచ్చుకుంటుంది.
డీలర్ ఎంక్వయిరీలు కోరబడుతున్నవి.
దక్షిణ ఇండియాకు డిస్ట్రిబ్యూటర్లు:
మహమ్మద్ ఇబ్రహీం అండ్ కంపెనీ ప్రైవేట్ లి.
మద్రాసు — బెంగుళూరు — హైదరాబాద్.

త్వరితముగా, నున్నగా గడ్డముచేసుకోగలరు—ఎంతో తక్కువ ధరలో కూడ!
వీటితో సమృద్ధిగా నురుగు వచ్చును

పామోలివ్ షేవ్ స్టిక్
పామోలివ్ షేవింగ్ బ్రష్
పామోలివ్ షేవ్ స్టిక్ ఎంతో తక్కువ ధరలో లభించును. దానితో గడ్డము బిరుసుకాకుండా ఉంచే నురుగు సమృద్ధిగా వచ్చును. ఒక స్టిక్‌తో మీరు మృదువుగా ఉండేలా త్వరితముగా చాల వారములు గడ్డము చేసుకోగలరు!
పామోలివ్ షేవింగ్ బ్రష్ స్టాండర్డ్ లేక డీలక్స్ రకముతో నురుగును బాగుగా వర్ధించే బ్రష్!

రేడియో

శనివారం, ఫిబ్రవరి 11
శక 1882 మాఘ 22

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 విజయవాడ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 మోహిని ఆట్టం (కోళికోడ్‌నుండి రిలే), 9—00 ఉత్తర కర్నాటక ప్రాంతపు జానపద సంగీతం (ధార్వార్‌నుండి రిలే), మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి (విజయవాడనుండి రిలే), 1—30 లలిత్ సంగీత్ : వి. వరళ, ఎస్. చిత్తరంజన్, 1—50 తెలుగులో వార్తలు, 2—00 సుబర్ణ సంగీత్ : జయాబోస్ : సితార్, నిఖిల్ బెనర్జీ : సితార్, 2—10 ఉర్దూలో వార్తలు, 2—20 ఎస్. బాలమురళీకృష్ణ 3—45 బ్రహ్మానందం, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 'నగరవాణి', 7—00 తెలుగులో వార్తలు, 7—15 కథానిక (ఉర్దూ), 7—30 మంగళం జగన్నాధరావు : సరస్వతీ వీణ, లాల్‌గిర్జీ: జల్నా, 8—00 యశోధర నాటిక, రచన : ద్వారకధి, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము, బడేగులాం అలీఖాన్ (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం 10—25 హైదరాబాద్ ఎ వలె, 2—10 వయొలిన్ : విజయ విద్యాంసుడు, 3—20 హైదరాబాద్ ఎ వలె, 3—45 హైదరాబాద్ ఎ వలె, 4—15 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 ఎ. ఐ. ఆర్. వాద్యబృందం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 మోహిని ఆట్టం (కోళికోడ్‌నుండి రిలే), 9—00 జానపద సంగీతం (ధార్వార్‌నుండి రిలే), మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్‌నుండి రిలే), 1—00 'వనితావాణి', నవ రంజని, వినోద కార్యక్రమము, 1—30 అఖిల భారత సంగీత కార్యక్రమములనుండి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 బొమ్మరిల్లు, సాయంత్రం 5—15 ఆకాశవాణి వాద్యబృందం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 జానపద నృత్యాలు 8—30 విష్ణుచిత్త సంగీత నాటిక (హిందీ), రచన : ఆర్. నరసింహమూర్తి, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళమున వార్తలు, 7—30 పి. ఎస్. నారాయణస్వామి, 8—00 మధురగీతం, 8—15 వాద్యగోష్ఠి, 8—30 ఉత్తర కర్నాటక ప్రాంతపు జానపద గీతాలు, మోహిని ఆట్టం, మధ్యాహ్నం 1—30 గానమంజరి, 1—40 హిందీలో వార్తలు, 1—50 గీతమంజరి, 2—00 తమిళమున వార్తలు, 3—35 వాద్య సంగీతము, 4—15 వాతావరణ సూచన, సాయంత్రం 5—30 చిత్తూర్ సుబ్బులక్ష్మి, 7—15 తమిళమున వార్తలు, 7—30 కమలా గోళీ, 8—00 ఎస్. రంగనాయకి : వీణ, 8—40 వాద్య సంగీతం, 8—45 వాద్య గోష్ఠి, 9—00 సంగీతామృతం, మన్నార్‌గుడి సావిత్రి అమ్మాళ్ : గోటువాద్యం, 9—30 అఖిల భారత సంగీత కార్యక్రమము, బడేగులాం అలీఖాన్ (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 'సుప్రభాతమ్', 7—30 మద్రాస్ ఎ వలె, 7—45 మద్రాస్ ఎ వలె, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం 1—00 కదంబం, 1—30 ఆంగ్లమున వార్తలు, 1—40 గీతమంజరి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధురగీతం, సాయంత్రం 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 బి. ఎ. చిదంబరనాథన్ : వయొలిన్, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీతమాల, 7—30 నవమణిమాలై కదంబ కార్యక్రమం (తిరుచ్చినుండి రిలే), 8—30 ఎస్. రామనాథన్, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—30 పాశ్చాత్య సంగీతం, 11—00 ప్రసార సమాప్తి.

తిరుపూరు శిబిర కార్యక్రమం ముగింపు

తిరుపూరు, ఫిబ్రవరి 6:— తిరుపూరులో ప్రారంభించబడిన మహిళా కార్యకర్తల శిక్షణ శిబిరం గత నెలాఖరు వారంలో సమాప్తమైంది. కేంద్ర భారత సేవక్ సమాజ్ కార్యదర్శి మేజర్ టి. రామచంద్రన్ శిబిర కార్యక్రమాలను ప్రశంసించారు. శ్రీ పేట బాసయ్య అధ్యక్షతన శ్రీ రామ చంద్రన్ యోగ్యతా పత్రాలు పంచి పెట్టారు. నవభారత పత్రికను ఆవిష్కరించారు.

శ్రీ యర్రమిల్లి బుచ్చిరాజు కృతజ్ఞత తెలిపారు. రాత్రి శ్రీ కె. కృష్ణమూర్తి వారి బృందంచే వినోద కార్యక్రమం కుమారి శారద చే భరతనాట్యం, జానపద నృత్యాలు జరిగాయి.

బేసిక్ వారోత్సవాలు

భద్రాచలంలో

భద్రాచలం ప్రభుత్వ హయ్యర్‌సెకండరీ స్కూలుకు అను బంధించబడిన బేసిక్ ట్రైనింగ్ స్కూలు నందు బేసిక్ వారోత్సవాలు జరిగినవి. శాసనసభ్యురాలు శ్రీమతి వాణీరమణరావు జాతీయ పతాకం ఎగుర వేశారు. శ్రీయుతులు యున్. సీతారామారావు, జి. రామారావు, ఎం. డి. నరస్వతిరావు, వి. చిరంజీవి రాజుగార్లు పాల్గొన్నారు.

ఈ వారోత్సవాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రమదాన కార్యక్రమాలలోపాల్గొన్నారు.

ఆర్మూరులో

నిజామాబాద్‌జిల్లా ఆర్మూరు ప్రభుత్వ ప్రాతిపదిక విద్యా శిక్షణాలయము విద్యార్థులు బేసిక్ వారోత్సవాలు జయప్రదంగా నిర్వహించారు. జిల్లా పరిషత్తు అధ్యక్షులు శ్రీ చౌటుపల్లి హనుమంతరెడ్డి బేసిక్ వారోత్సవాలు ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సుదర్శనాచారి ప్రసంగించారు.

శిక్షితులు అంకాపురము, నారాయణపేట, మామిడి పల్లి గ్రామాలకు వెళ్లి సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొనిరి.

పొదిలిలో

నవీన జూనియర్ బేసిక్ ప్రాథమిక పాఠశాల పొదిలి(సౌత్)యందు బేసిక్ విద్యావారోత్సవములు సీనియర్ ఇన్‌స్పెక్టరు వారిసలహా మేరకు జయప్రదముగ నిర్వహింపబడినవి. ఈ గ్రామము నందలి అన్ని పాఠశాలలలోని విద్యార్థిని, విద్యార్థులను పై పాటశాలయందు సమావేశ పరచి, ఉపాధ్యాయులతో కూడ గ్రామమంతయు వేడుకలతో వూరేగింపుజరుపబడినది. పిమ్మట పై పాఠశాలయందు బహిరంగ సభ జరుపబడెను. సభకు పొదిలి (వార్డు) స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ సంగు బొట్ల వెంకటసుబ్బయ్య అధ్యక్షత వహించిరి. శ్రీ గోలిశెట్టి వెంకటేశ్వర్లు (సౌత్) స్కూలు ప్రధానోపాధ్యాయులుగారు ఉపన్యసించిరి.

గాంధీపురంలో

గుడివాడతాలూకా గాంధీపురంలో(కొమరవోలు) శ్రీ బొప్పన హనుమంతరావు ప్రభుత్వ బేసిక్ ట్రైనింగ్ స్కూలులో బేసిక్‌విద్యా వారోత్సవాలు శ్రీ సాధు సుబ్రహ్మణ్యంగారివారోత్సవ కార్యక్రమములో ప్రారంభించారు. బేసిక్ శిక్షణ పాఠశాల ఆవరణలో బహిరంగసభలు జరుపబడినవి. గుడివాడకళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎ. ఎస్. త్యాగరాజు అధ్యక్షత వహించగా శ్రీ వై. మాధవాచార్యులుఉపన్యసించిరి. ఇరువురును బేసిక్ విద్యావిధానమును గూర్చి ముచ్చటించిరి. ఇతర రోజులలో శ్రీ యన్. సూర్యనారాయణ, శ్రీమతి డి. స్వామాజ్యలక్ష్మిగారలు అధ్యక్షతవహించి బేసిక్ విద్యావిధానమునుగూర్చి వివరించిరి. ఆ సభలలో ఈ స్కూలు హెడ్‌మాస్టరు గౌరైన శ్రీ బి. చెంచయ్య, డాక్టరు టి. వెంకటేశ్వరరావు బేసిక్ విద్యావిధానము, ఆరోగ్యసూత్రములు గురించి ఉపన్యసించిరి.

భీమవరం వార్తలు

భీమవరం, ఫిబ్రవరి 5:— మాజీ పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ కురిశేటి నాగభూషణం, తనపుత్రుడు చి. నమశ్శివాయకు శివకోడు గ్రామ కాపురస్థులు శ్రీ గాదె వెంకటసుబ్బారావు జ్యేష్ఠపుత్రిక చి. సౌ. రాజరాజేశ్వరితో శివకోడు గ్రామంలో నేటి ఉదయం వైభవంగా వివాహం జరిపించారు.

• • •

శ్రీ గన్నాబత్తుల నారాయణమూర్తి గారిచే నూతనంగా నిర్మించబడిన రమాభవన గృహప్రవేశోత్సవం పురస్కరించుకొని ఇటీవల శ్రీ నారాయణమూర్తి గారిచే పెద్దవిందు చేయబడెను. నాజరుదలం వారిచే బుర్రకథ చెప్పబడెను. శ్రీ గన్నాబత్తుల సత్యం అభివందనలు చెప్పారు.

పేరాల వర్తకుల సంఘం

చీరాల, ఫిబ్రవరి 6:— పేరాల వర్తక సంఘమువారి సమావేశము ఇటీవల స్థానిక మునిసిపల్ ఓపెన్ ఎయిరు థియేటరులో జరిగినది. శ్రీ పూటుకూరి ఉపేంద్ర గుప్త అధ్యక్షత వహించిరి.

కార్యదర్శి శ్రీ లాటికొండ రమణయ్య సభికులకు స్వాగతము తెలిపిరి. ప్రధానోపన్యాసకులు శ్రీ రోశయ్యగుప్త వర్తకుల సమస్యలపై దీర్ఘోపన్యాసము గావించిరి.

శ్రీ చుండూరి వెంకటేశ్వర్లు మునిసిపల్ అధికారులు వృత్తిపన్ను విపరీతముగా పెంచుచున్నారని, తగ్గించవలెనని కోరిరి.

ప్రస్తుతమున్న బహుముఖ అమ్మకపు పన్నువల్ల వర్తకులకు నానాకష్టములు సంభవించుచున్నందున, సింగిల్‌పాయింటు టాక్సు విధానము అన్ని వస్తువులకు అమలులో పెట్టవలయునని ప్రభుత్వము వారికి విజ్ఞప్తి గావించుటకు తీర్మానించిరి. వృత్తిపన్ను, లైసెన్సు ఫీజులు ఎక్కువగా వర్తకులపై విధించుచున్నారని, వీటిని తగ్గించవలని మునిసిపలు అధికారులకు విజ్ఞప్తి గావించిరి. పేరాలలో ఒక పోలీసుస్టేషన్ కావాలని తీర్మానించారు.

శ్రీ లాటికొండ రమణయ్యగుప్త ధన్యవాద సమర్పణతో సభ ముగిసెను.

విశాఖపట్టణ వర్తక సంఘం

విశాఖపట్నం, ఫిబ్రవరి 6:— విశాఖపట్టణం వర్తక సంఘం 17వ వార్షికోత్సవం సాధారణసంఘసభ ఇటీవల శ్రీ అద్దేపల్లి నరసింహారావుగారి అధ్యక్షతన జరుపబడెను.

ఈక్రింది కార్యవర్గ సభ్యులు ఎన్నుకొనబడిరి.

ప్రెసిడెంట్: శ్రీ అద్దేపల్లి నరశింగరావు గారు, సెక్రెటరీ: శ్రీ కొల్లూరు జానకిరామయ్యగారు, ట్రెజరర్: శ్రీ విజ్జపు ముత్యుంజరావు.

దగా నేరారోపణ

వరంగల్, ఫిబ్రవరి 6:— చిత్తూరు వాస్తవ్యుడని చెప్పబడే పొండు రంగారావు అనే ఎమ్. రామారావును దగాచేశాడనే ఆరోపణపై వరంగల్ సెంట్రల్ క్రైమ్ పోలీసువారు కస్టడీలోకి తీసుకున్నారు.

రామారావు అనే అతను డ్రగు ఇనస్పెక్టరునని చెప్పుకొని నెక్కొండ మెడికల్ షాపునుండి కొంత సొమ్ము లాగట్టుకున్నాడనే ఆరోపణమీద సెంట్రల్ పోలీసులకు అప్పగించారు.



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను. దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ ముని శేషిరెడ్డి, కొటూరు	26—00
శ్రీ మాసిని అచ్యుతరామయ్య, మురహరిభరవ్	22—00
శ్రీ యస్. మల్లికార్జునరావు, మచిలీపట్నం	10—00
శ్రీ గంధి సూర్యనారాయణ, మండపేట	7—05
కీర్తిశేషులు కమ్ముల సత్యనారాయణమ్మగారి జ్ఞాపకార్థము, కొయ్యలగూడెం	5—10
వెంకటరమణ సోడామర్చంటు, ప్రొ. యం. చంటిరెడ్డి, మండపేట	5—05
శ్రీ పి. వి. రావు, భిలాయి	5—00
శ్రీ రవీంద్ర ఆయుర్వేద నిలయము, పసలపూడి	5—00
శ్రీ అంపాటి నారాయణమూర్తి, పడమర ఖండ్రిక	5—00
శ్రీ పి. అప్పలనరసింహరాజు, తెలంగి	5—00
శ్రీ యం. జనార్దనరావు, గుడివాడ	5—00
శ్రీ తోట రాఘవులు, భోగోల్	5—00

రూ. 3—00 విరాళ మిచ్చినవారు : మేడవరపు నరసింహామూర్తి.

రూ. 2—00 విరాళ మిచ్చినవారు : పి. యం. రామచంద్రయ్య.

రూ. 1—00 విరాళ మిచ్చినవారు : వి. వెంకటాచలం, డి. వినాయకరావు, బి. సత్యనారాయణ, సి. వి. సోమసుందరం, బాలక రంగన్న, కంబల దానయ్య.

యస్. వి. ఆర్. దీక్షితులు	0—50
కొమ్మోజు వీరభద్రరావ్	1—40
కాకుమాను పెదవెంకటసుబ్బయ్య	2—10
వీరవనేని వెంకయ్య	1—01
నిన్నటివరకు వసూలయిన మొత్తం :	1,38,912—17
వెరశి :	1,39,033—23

మంత్రుల పర్యటన కార్యక్రమం

హైదరాబాద్, ఫిబ్రవరి 7:— ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డి ఫిబ్రవరి 8న విమానంలో విశాఖపట్నం వెడతారు. శ్రీకాకుళం, అంబటివాని పేట, నరసన్నపేట, చింతాడ, పాలకొండ, బొబ్బిలి, కురసం, పార్వతీపురం,రామభద్రపురం,రాజాం, కొండూరు సందర్శిస్తారు. ఫిబ్రవరి 12న హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

ప్రణాళికామంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి ఫిబ్రవరి 8న గుంటూరుకు బయలుదేరుతారు. విజయవాడ, సామర్లకోట, కోటనందూరు, సీలేరు, తుని, ఈపర్యటనలో సందర్శిస్తారు. ఫిబ్రవరి 11న వీరుతిరిగిహైదరాబాద్‌కువస్తారు.

ఫిబ్రవరి 12 న వీరు కర్నూలుకు బయలుదేరుతారు. దువ్వూరు, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు, కడప, బద్వేల్, గిద్దలూరు సందర్శించి ఫిబ్రవరి 20కి హైదరాబాద్ చేరుకుంటారు.

వ్యవసాయమంత్రి శ్రీ యన్. రామచంద్రారెడ్డి ఫిబ్రవరి 8న సామర్లకోటకు బయలుదేరుతారు. ఫిబ్రవరి 10కి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

ఫిబ్రవరి 12న వీరు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు బయలుదేరుతారు. వడ్డియాల్, నరసపూర్, సందర్శించి మరునాడు తిరిగి హైదరాబాద్ వస్తారు.

సాంకేతిక కాలేజీల ఉపాధ్యాయ సిబ్బందికి హెచ్చు జీతాలు

విద్యామంత్రి వివరణ

వరంగల్, ఫిబ్రవరి 7:— సమర్ధవంతమైన వారిని ఆకర్షించడానికి వీలుగా ఇంజినీరింగు కాలేజీలలోనూ, పాలిటెక్నిక్ సంస్థలలోనూ పనిచేసే ఉపాధ్యాయ సిబ్బంది జీతాలను పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని నిన్న ఇక్కడ విద్యాశాఖామంత్రి శ్రీ ఎస్. బి. పి. పట్టాభి రామారావు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఈ నెలనుంచీ అమలు పరుస్తారని ఇక్కడ జరిగిన రీజినల్ ఇంజినీరింగు కాలేజీ వార్షికోత్సవంలోమంత్రి పేర్కొన్నారు.

సంజీవరెడ్డికి డాక్టరేట్ ప్రదానం సమస్య

(మన విలేఖరి)

నెల్లూరు, ఫిబ్రవరి 7:— అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నీలం సంజీవరెడ్డికి "డాక్టర్ ఆఫ్ లాస్" డిగ్రీ ఇవ్వడానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అధికారం ఎంతవరకూ ఉందన్న శ్రీ విజయకుమార్ దాఖలుచేసిన కేసు సందర్భంగా, జిల్లామునసబు శ్రీ ఆర్.వి.కె. విశ్వేశ్వరరావు తనివారంనాడు యూనివర్సిటీ కేంద్రం తిరుపతి అయినందున, తమ కోర్టుకు ఆకేసు విచారించేందుకు అవకాశం లేదన్నారు.

దరఖాస్తుదారు తరఫున అపుల గోపాలకృష్ణయ్య, పి. రాధాకృష్ణగుప్త గారలు వాదించారు. యూనివర్సిటీ తరఫున ఆర్. టంగిరాల రామిరెడ్డిగారు వాదించారు.

ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు

వాల్తేరు, ఫిబ్రవరి 8:— 1961 ఫిబ్రవరిలో ఆంధ్రయూనివర్సిటీ జరిపిన గైనాకాలజీ, అబ్‌స్టెట్రిక్స్ డిప్లొమా పరీక్షలో క్రింది నెంబర్లు విద్యార్థులు ఉత్తీర్ణులైనారు.

775, 776, 777, 780, 781, 782, 783—ఎ, 784.

పెద్దముప్పారం పంచాయితీ ఎన్నిక సమస్య

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి 7:— నరసంపేట డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు పెద్దముప్పారం పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా జరిగాయనీ, అక్కడ ఎట్టి లాటీ ఛార్జీ జరుగలేదనీ నిన్న ఒక ప్రకటన చేశారు.

దాట్లాపంచాయితీ అధ్యక్ష ఎన్నిక

దాట్లా పంచాయితీ శ్రీ షేక్ మన్‌జూర్‌ఆలీ అధ్యక్షుడుగానూ, శ్రీ రామనరసయ్య ఉపాధ్యక్షుడుగానూ ఎన్నికైనారు.

సతీవియోగం

పబ్లిక్ వర్క్సు అసిస్టెంట్ ఇంజినీరు శ్రీ కె. వెంకటరావుగారి సతీమణి నిన్నరాత్రి మరణించారు. అయిదుగురు పిల్లలున్నారు.

గాయక సన్మానసభ

విశ్వనాథపల్లి, ఫిబ్రవరి 7 :— భీమాకేసరి, ధర్మదాత శ్రీ తంగిరాల వీరరాఘవయ్య పంతులుగారి అధ్యక్షతను గానార్ణవ శ్రీ కోని సత్యనారాయణశాస్త్రికి విశ్వనాథపల్లిలో సన్మానం జరిపారు.

ఈ సందర్భంగా తిరువళ్లూరు సుబ్రహ్మణ్యం పార్టీవారిచే నాదస్వర కచేరీ జరిగింది. శ్రీ శాస్త్రిగారు వారికి పండిత శాలువ బహూకరించారు. శ్రీ ఇంగువ వాసుదేవశాస్త్రి హరికథ చెప్పారు. శ్రీ పాలపర్తి కృష్ణమూర్తి, శ్రీ అంబుల రామదాసు ప్రక్క వాయిద్యాలు వాయించారు.

శ్రీమాన్ దీవి నరసింహాచార్యులు వేదప్రవచనంతో సన్మానసభ ప్రారంభమైంది. సన్మానపత్రాన్ని శ్రీ పోతరాజు అబ్బరాజు చదివారు. శ్రీయుతులు వన్నాల వెంకట లక్ష్మీనారాయణశాస్త్రి, విష్ణుభొట్ల సత్యనారాయణ, శ్రీ బుర్రా రామమూర్తి శాస్త్రిగారిని కొనియాడారు.

శ్రీ సత్యనారాయణశాస్త్రి సముచితంగా కృతజ్ఞతను తెలిపారు.

పరిగణన రద్దయిన రైల్వే కార్మిక సంఘాలు

—:x:—

త్వరపడి గుర్తించడం జరగబోదని శ్రీ షానవాజ్ ఖాన్ వివరణ

విజయవాడ, ఫిబ్రవరి 8:— దక్షిణ రైల్వే విజయవాడ డివిజన్ ఆఫీసర్లు, ఉద్యోగులు ఈ డివిజన్‌లో ఈ సంవత్సరం అత్యధికమయిన రవాణా ట్రాఫిక్‌ను నిర్వహించారని రైల్వే ఉపమంత్రి శ్రీ షానవాజ్‌ఖాన్ నే డిక్కడ దక్షిణ రైల్వే ఎంప్లాయీస్ సంఘం నాల్గవ వార్షిక సమావేశాన్ని ప్రారంభిస్తూ ప్రశంసించారు.

విజయవాడనుండి దక్షిణంగా మద్రాసుకు పోగడ 350 వాగన్లు మాత్రం పోతూండేవని, నేడు విజయవాడవద్ద రోజుకు 578 వ్యాగనులు నడుస్తున్నవని ఉపమంత్రి వివరించారు.

ఇటీవల కేంద్రప్రభుత్వోద్యోగులు ప్రారంభించిన సమ్మెనంగతి ప్రస్తావించి, ఆ సమ్మె మొదట్లో దక్షిణరైల్వేలో పూర్తిగా విఫలం కావటం సంతోషకరమయిన విషయమని, రైల్వే కార్మికులలోని ఐకమత్యమే దీనికి కారణమని, శ్రీ షానవాజ్‌ఖాన్ వక్కాణించారు.

మిగిలిన కార్మిక సంఘాలకు ప్రభుత్వం గుర్తింపుయిస్తుందేమోనని సంఘనాయకులు వెలిబుచ్చిన భయాన్నిగురించి చెబుతూ వాటినిగుర్తించాలని ప్రభుత్వం యిప్పుడు యేంతమాత్రం తొందరపడటంలేదని ఆయన చెప్పారు. ద్వితీయ ప్రణాళికాప్రారంభంలో కార్మికనాయకులందరు వివాదాల నన్నింటినీ సంప్రతింపులద్వారా పరిష్కరించుకుంటామని కానీ, సమ్మెలకు దిగబోమని పార్లమెంటులో వాగ్దానాలు చేసి, వాటిని ఉల్లంఘించారనీ, ప్రభుత్వానికియిప్పుడు సమ్మెతరువాత చాలా తెలిసివచ్చినదనికూడా ఉపమంత్రి అన్నారు.

ఈ ఇతర యూనియన్ల గుర్తింపును ప్రభుత్వం రద్దుచేసినదనీ, వాటికి తిరిగి గుర్తింపు ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించగలదనీ ఆయన హామీ యిచ్చారు.

తన నిర్ణాయక సంఘం సిఫారసుల అమలులోని జాగులను గురించి ప్రస్తావించి, లక్షలాది సిబ్బందిగల రైల్వేలో యిది కొంత ఆలస్యం కావటం సహజమనీ, దక్షిణ రైల్వేలో దానికి సంబంధించి, వాటికి 80 పంతుల పని ఇప్పటికే పూర్తి అయిన దనీ, మిగిలినదికూడా సాధ్యమయినంత త్వరలో పూర్తికాగలదనీ ఆయన చెప్పారు.

ఈ కొత్త వేతనాల అమలులో ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క కేసును జాగ్రత్తగా పరిశీలించటం జరుగుతుందని రైల్వే ఉపమంత్రి స్పష్టంచేశారు.

ద్వితీయ ప్రణాళికలో రైల్వేలు సాధించిన విజయాలను గురించి చెపుతూ, ప్రయాణీకుల ట్రాఫిక్ వ్యాగనుల రవాణా అనుకున్నదానికంటే అధికంగా సాధించబడినవని ఆయన వివరించారు.

తృతీయ ప్రణాళిక యింటకంటె ముఖ్యమయినదనీ, రైల్వే సిబ్బంది యింకా అదనపు బాధ్యతలను నిర్వర్తించాలనీ, ఆయన ప్రబోధించారు.

రైల్వేలలో అభివృద్ధి వుత్తరాదిని అధికంగా సాగుతున్నట్లు, దక్షిణాది విస్మరించబడినట్లు వచ్చిన ఆరోపణల విషయం ప్రస్తావించి, రైల్వేల విస్తరణ పథకాలను ప్రాంతీయదృష్టితో కాక, జాతీయదృష్టితో ప్రారంభిస్తున్నారని ఆయన చెప్పారు.

ఏమైనా వచ్చేవారంలో రైల్వేమంత్రి చేయనున్న బడ్జెట్టు ప్రసంగములో కొన్ని ఆశ్చర్యకర విషయాలు ఉండగలవనీ, అన్ని ప్రాంతాల అవసరాలు దానిలో తీరగలవనీ, రైల్వే ఉపమంత్రి చెప్పారు.

దక్షిణరైల్వే ఎంప్లాయీస్ సంఘ అధ్యక్షుడు శ్రీ పి. సుబ్బరామయ్య సమావేశానికి అధ్యక్షత వహించారు. వేతన నిర్ణాయక సంఘం సిఫారసులు రైల్వే సిబ్బంది దైనందిన ఆర్థిక పరిస్థితుల అభివృద్ధికి తోడ్పడటం లేదని ఉద్యోగవిరమణ సందర్భంలో తప్ప, వాటివలన ప్రస్తుతం అంత లాభం చేకూరటం లేదనీ, ఆయన తన ప్రసంగంలో అన్నారు.



మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో భారత్ సేవక్ సమాజ్‌వారు ఈ నెల 6 వ తేదీని లోక కార్యక్షేత్రానికి సంబంధించి ఏర్పాటుచేసిన జాతీయ సదస్సు కడపటి సమావేశానికి గవర్నర్ శ్రీ సదార్ అధ్యక్షత వహించినప్పటి చిత్రం

హిందూపురంలో కాంగ్రెసు వజ్రోత్సవాలు

ముఖ్యమంత్రి ప్రభృతుల ప్రసంగాలు

హిందూపురం, ఫిబ్రవరి 7:— "సోషలిస్టు సమాజనిర్మాణం కాంగ్రెసు లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించేవరకు కాంగ్రెసు విశ్రమించదు. ఈ లక్ష్యం విషయంలో కాంగ్రెసువారిలో అభిప్రాయ భేదాలు లేనేలేవు"అని రాష్ట్ర పబ్లిక్ వర్క్సుమంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు కాంగ్రెసు వజ్రోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ అన్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ మల్లిపూడి పళ్ళంరాజు అధ్యక్షత వహించారు.

ముఖ్యమంత్రి ప్రసంగం

ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య మాట్లాడుతూ, "హరిజన సేవయే హరిసేవ, హరిజనులు, గిరిజనుల అభివృద్ధికి వెనుకబడిన తరగతుల అభివృద్ధికీ, ప్రభుత్వం చాలా కృషిచేస్తున్నది. హరిజనులు తమ మాతృసంస్థను మరిచిపోరాదు. ధనవంతులు సంపత్తిదానం, విద్యావంతులు విద్యాదానం, బీదప్రజలు సైతం సంవత్సరానికి ఒక్క రోజైనా శ్రమదానం చేసి, దేశాభ్యుదయానికి కృషి చేయాలి. అధికారం ప్రజలకు యివ్వియున్నాం. జిల్లా పరిషత్తులు, పంచాయితీ సమితులు ఏర్పడినవి. వికేంద్రీకరణ జరిగి ఒక్క సంవత్సరం అయినది. అభివృద్ధి పనులు గ్రామస్థాయిలోనూ, తాలూకా, జిల్లా స్థాయిలలోనూ జరుగుతున్నవి. గ్రామస్థులు ఉద్యోగులతో సహకరించి, తమకు కావలసిన పనులకు పంచాయితీ జిల్లా పరిషత్తుల ద్వారా చేయించుకుంటూ, సంస్థ అభివృద్ధికై అన్ని విధాలా కృషిచేయాలి. ముఖ్యమంత్రి, కాంగ్రెసుసేవకుడుగా, మీ ప్రజల ఆదరాభిమానాలను ఎల్లవేళలా పొందడానికి పాటుపడతాను. మీ సహాయ సహకారాలు నాకూ, మన నాయకుడు ప్రధాని శ్రీ నెహ్రూకూ అందించి, శ్రేయోరాజ్య స్థాపనకై చేయూత నివ్వాలని కోరుతున్నాను" అన్నారు.

శ్రీ పళ్ళంరాజు ప్రసంగం

శ్రీ పళ్ళంరాజు యిట్లా మాట్లాడారు : "కాంగ్రెసు కార్యకర్తలు, తగవులు, కీచులాటలు, మరచి, దేశస్వాతంత్ర్య రక్షణకు దేశ సర్వతోముఖాభివృద్ధికీ కృషి చేయాలి"

శ్రీ మంతెన వివరణ

ప్రదేశ్ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మంతెన వెంకటరాజు ఇట్లా ప్రసంగించారు. "75 సంవత్సరాల చరిత్ర ఒక్క కాంగ్రెసుకే ఉన్నది. 1881 లో చిన్న సంస్థగా స్థాపించబడి బాపూజీ ఆశీస్సులతో పెరిగి పెద్దదై, తుదకు ఆయన వారసుడయిన శ్రీ నెహ్రూ సారథ్యం క్రింద ముందుకు సాగిపోతున్నది. స్వాతంత్ర్య సముపార్జనం ఒక ఎత్తు. దానిని నిలబెట్టుకుని స్వరాజ్యస్థాపన మరియొక ఎత్తు. ఆర్థిక స్వాతంత్ర్యానికి సంపాదించుకొనడానికి పంచవర్ష ప్రణాళికలద్వారా కృషి జరుగుతున్నది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అందరూ, ప్రాంతీయ భేదాలు, కుల, మత, వైషమ్యాలు, పదవీవ్యామోహం, వదలి ప్రణాళికల లక్ష్యసాధనకూ, తద్వారా, బాపూజీ కలలు కన్న రామరాజ్య స్థాపనకూ, పాటుపడాలి."

శ్రీ లేపాక్షి వెంకట నారాయణప్ప వందన సమర్పణ చేశారు.

కెనడాసాంకేతిక రాయబారవర్గ నాయకుడు వరంగల్‌కు ఆగమనం

(మన విలేఖరి)

వరంగల్, ఫిబ్రవరి 6:— దేశంలో పర్యటిస్తున్న కెనడా సాంకేతిక రాయబారవర్గం నాయకుడు ప్రొఫెసర్ మాక్‌లాఫ్లైన్ ఇక్కడకు మొన్న వచ్చారు. రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ పి. గోవింద కృష్ణయ్య స్వాగతం చెప్పారు.

ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహణను ప్రొఫెసర్ మాక్‌లాఫ్లైన్ ప్రశంసించారు. ఇక్కడినుండి నిన్న కాన్పూర్‌కు బయలుదేరి వెళ్లారు.

ఖాదీ గ్రామీణ పరిశ్రమలబోర్డు

హైదరాబాద్, ఫిబ్రవరి 8:— ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, లఘు పరిశ్రమల మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ అధ్యక్షతను ఇక్కడ సమావేశ మయింది. ఈబోర్డు ప్రధాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుపై వచ్చిన నేరారోపణలను క్రిందటివారం జరిగిన సమావేశంలో మంత్రి ప్రస్తావించారు.

ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరును జపానుకువంపిన ప్రతినిధివర్గంనుంచి వెంటనే పిలిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని సమావేశంలో ఆమోదించారు.

వడగళ్ళవానవల్ల పంటలకు దెబ్బ

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి 8:— గతసాయంత్రం ఈతాలూకాలో పడిన వడగళ్లవాన ఫలితంగా మిర్చి, పొగాకు పంటలకుబాగా దెబ్బతగిలింది. ఎంతనష్టం జరిగింది ఇంకా అంచనావేయవలసి ఉంటుంది.

ఆర్యవైశ్య మహాసభలు

హైదరాబాద్, ఫిబ్రవరి 8:— ఆంధ్ర ప్రదేశ్ పంచమ ఆర్య వైశ్య మహాసభలు జనగామ్‌లో మార్చి 11, 12 తేదీలలో జరుగుతాయని జనరల్ సెక్రటరీ శ్రీ కె. వి. గుప్త ప్రకటిస్తున్నారు.

ప్రకటన

ఎగ్రికల్చరల్ అండ్ కమర్షియల్ ఏజన్సీస్, సుబేదారుపేట, నెల్లూరువారు 2—2—61 తేదీనుండి మా తరఫున రష్యన్ ట్రాక్టర్‌లకుగాని, యింప్లిమెంట్సుకుగాని, స్పేరుపార్ట్సుకుగాని నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఏజంట్లుగారని యిందుమూలముగా తెలియజేయుచున్నాం. మేము మరొక ఏర్పాటుచేసేవరకు, రష్యను ట్రాక్టర్లువారిద్వారా గతంలో కొన్నవారు, భవిష్యత్తులో కొనదల్చుకొన్నవారు మాతో నేరుగా సంబంధం పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

నవభారత్ ఎగ్రికల్చరల్ అండ్ కమర్షియల్ కార్పొరేషన్
విజయవాడ-2.

పోస్టాఫీసులలో మెట్రిక్ యూనిట్లు

ఫిబ్రవరి 1 నుంచి అన్ని పోస్టాఫీసులలో తూకములు మెట్రిక్ పద్ధతికి మార్చబడినవి. మార్చబడిన పోస్టల్ రేట్లలో కొన్ని ముఖ్యమైనవి దిగువ తెలుపబడ్డవి.

ఇన్‌లండ్	విదేశములకు
జాబులు :	జాబులు :
మొదటి 15 గ్రాములు 15 న.పై.	మొదటి 20 గ్రాములు 30న.పై.
ఒక్కొక్క అదనపు 15 గ్రాములు 10 న.పై.	ఒక్కొక్క అదనపు 20 గ్రాములు 20 న.పై.
ప్యాకెట్లు:	అచ్చువేసినవి వగైరా :
మొదటి 50 గ్రాములు 8 న.పై.	మొదటి 50 గ్రాములు 12 న.పై.
ఒక్కొక్క అదనపు 25 గ్రాములు 3 న.పై.	ఒక్కొక్క అదనపు 50 గ్రాములు 6 న.పై.
పార్శెల్లు :	కమర్షియల్ పేపర్సుకు శాంపిల్సుకు కనీసం ఛార్జీలు 30 న.పై.
ఒక్కొక్క 400 గ్రాములు లేదా భాగము 50 న.పై.	
ప్యాకెట్లకు విమానపు సర్చార్జి:	
ఒక్కొక్క 10 గ్రాములు లేదా భాగము 4 న.పై.	

వివరములకు, ఇతర రేట్లకు దయచేసి ఏ పోస్టాఫీసులో అయినా విచారించండి.

తంతి-తపాలాశాఖ

DA: 60/686

దక్షిణ రైల్వే
ప్రజలకు నోటిఫికేషన్

—:x:—

12—2—61 ఆదివారం గుడివాడనుంచి 11—50 గం. కు బయలుదేరు నం. 1196 గుడివాడ—భీమవరం ప్యాసెంజరు ఆకివీడు వరకు మాత్రం నడిచి ఆకివీడు నుంచి గుడివాడకు నం. 1197 ప్యాసెంజరుగా తిరిగివెళ్లును.

మధ్యాహ్నం 1—30 గం.కు భీమవరం నుంచి బయలుదేరు నం. 1197 భీమవరం గుడివాడ ప్యాసెంజరు ఉండివరకు నడిచి నం. 1196 బండిగా ఉండినుంచి మ. 3—38 గం. కు తిరిగి వెళ్లును.

ఈబండ్లలో ట్రాన్స్‌షిప్‌మెంటుకు ప్రయాణీకులు తమ స్వంత ఏర్పాట్లు చేసుకొనవలెను. ఇతర అన్ని ప్యాసెంజరు సర్వీసులు మామూలుగా నిర్వహింపబడును.

బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం 12—2—61 తేదీన ఉ. 12 గం. నుంచి సా. 6 గం. వరకు ఆకివీడు ఉండి మధ్య లైను ఇంజనీరింగు డిపార్టుమెంటుకు స్వాధీనపరుపబడును.

విజయవాడ, 7—2—61.
టి. ఎస్. పార్థసారథి, డివిజనల్ సూపరింటెండెంటు,

ఛాంపియన్ కలాలు

10—1—61 నుంచి 10—3—61 వరకు

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఫ్రీగిఫ్టుస్కీము. ఓపెనింగు తేదీ 20—3—61. ఒక్కొక్క కలానికి కన్సెషన్ రేట్లు రు. 1—50, 1—75, 2—00, 2—50, 3—00, పెన్, పెన్సిల్ సెట్టుకు రు. 4—50. ఒక్కొక్క కలముతో—

- ఒక క్యాలెండరు ఉచితం.
- ఒక ఫౌంటెన్‌పెన్ పౌచ్ ఉచితం.
- ఒక గిఫ్టు కూపన్ ఉచితం.

: ప్రతి చోటా అమ్మబడును :

మోటారుసైకిల్సు, కుట్టు మెషిన్లు, సైకిల్ మొదలైన గిఫ్టు స్కీము ద్వారా 251 బహుమతులు యివ్వబడును.

ఏజంట్లు: జె. పి. గుప్త అండ్ కంపెనీ,
కేసరి బిల్డింగు, నిజాంషాహి రోడ్డు, హైదరాబాద్—1. (ఖాన్ అండ్ సన్స్.)

స్థానిక వార్తలు

శ్రీ మురళీగోపాల నాట్యమండలి

విజయవాడ, ఫిబ్రవరి 9:— శ్రీ మురళీగోపాల నాట్యమండలి 6వ వార్షికోత్సవ సందర్భమున విజయవాడ కొత్తపేటలో "బాలనాగమ్మ" నాటకాన్ని ప్రదర్శించారు.

విజయవాడ సర్వోదయ కార్యక్రమం

సర్వోదయ పక్ష కార్యక్రమములలో రెండవ రోజున ప్రార్థనానంతర ప్రసంగములో శ్రీ మేడూరి సీతారామాంజనేయులుగారు మహాత్ముని జీవితంలో భగవద్గీత యందు వర్ణించబడిన స్థితప్రజ్ఞ లక్షణాలు, భక్తలక్షణాలు మూర్తీభవించాయన్నారు. శ్రీ చర్ల గణపతిశాస్త్రిగారు మాట్లాడారు.

బహిరంగ సమావేశములో మాట్లాడుతూ శ్రీ గోరాగారు మహాత్ముని చెప్పిన నిర్మాణ కార్యక్రమాన్ని సత్యాగ్రహ సిద్ధాంతాన్ని మరువరాదని ప్రజాప్రతినిధులైన మంత్రులు, శాసనసభ్యులు సాదా జీవితాన్ని అవలంబించాలని అన్నారు.

"చిగురించిన మోడు" అనే నాటిక రాత్రి 9 గంటలకు శ్రీకాంత్ అన్నా థియేటర్ వారిచే ప్రదర్శించబడినది. వందన సమర్పణతో కార్యక్రమము ముగిసినది.

కాంగ్రెస్ వజ్రోత్సవం

భారత జాతీయ కాంగ్రెసు వజ్రోత్సవ సందర్భమున 5వ మండల యువజన కాంగ్రెసు అధ్వర్యమున వించిపేటలో బహిరంగసభ జరిగెను.

సభకు శ్రీ చింతపల్లి కృష్ణమూర్తిగారు అధ్యక్షత వహించిరి. శ్రీ మరుపిళ్ళ చిట్టి, సిరిపురపు కోటేశ్వరరావుగారలు ఉపన్యసించిరి. జమ్ము చిన్నప్పన్న, యలకల అప్పారావుగారలు నాయకులను పూలమాలలతో అలంకరించిరి.

అనంతరము శ్రీ కొంగరాపి అప్పారావు అభివందనాలతో సభ ముగిసినది.

భారత జాతీయ కార్మిక దినోత్సవం

విజయవాడ వర్తక గుమాస్తాల సంఘ ఆధ్వర్యమున శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రము నందు శ్రీ బమ్మ వెంకటేశ్వర్లు అధ్యక్షతన అతి వైభవముగా విశ్వకర్మజయంతి జరిగింది.

సంఘ ఉపాధ్యక్షులు శ్రీ అనుపోజు నమశ్శివాయ గారిచే విశ్వకర్మపూజ చేయబడినది. జాతీయపతాకమును శ్రీ సుగ్గుల ఆంజనేయులు గారు భారతీయ మజ్దూర్‌సంఘ పతాకను శ్రీ దేవతు వెంకట సుబ్బారావుగారు ఆవిష్కరించిరి. శ్రీ గుజ్జారి సింహాచలంగారి వందేమాతరం గీతంతో సభ ప్రారంభమైనది.

శ్రీ బోను వెంకటేశ్వరరావు సభను ప్రారంభించారు.

శ్రీ మందరపు సత్యాచార్యకవిగారు శ్రీ విశ్వకర్మను గురించి శ్లోకములు చదివిరి.

శ్రీయుతులు బాయిన అప్పారావు, శ్రీ పొన్నపల్లి రామచంద్రమూర్తి, శ్రీ గుడివాడ రామకావుగార్లు ప్రసంగించారు.

సంఘ జనరల్ సెక్రటరీ శ్రీ నంబూరు మురహరిరావుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

నటరాజకళామండలి ఎన్నికలు

శ్రీ నటరాజ కళామండలి అధ్యక్షులుగా శ్రీ ఎ.ఎన్.ఆర్. ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా శ్రీ ఎస్. ఎన్. రామచంద్రరావు, శ్రీ వాజేటి రామమోహనరావుగార్లు, గౌరవకార్యదర్శిగా శ్రీ చిన్నకోట రామన్నపంతులు, శ్రీ ఎం. సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీ పి. బి. తిలక్ గార్లు ఎన్నికైనారు.

పట్టణప్రయివేటు ఉపాధ్యాయసంఘం ప్రథమ వార్షికోత్సవం

విజయవాడ పట్టణ ప్రయివేటు ఉపాధ్యాయ సంఘ ప్రథమ వార్షికోత్సవమును సంఘాధ్యక్షులు శ్రీ చల్లపల్లి రాజేశ్వరరావుగారి అధ్యక్షతను శ్రీ కవికుమార్ పాఠశాలలో యిటీవల జరిగినది.

ఈసందర్భములో జరిగిన తేనీటివిందు యనంతరము శ్రీ లక్కవరం వీరభద్రరావు ప్రార్థనా గీతముతో సభ ప్రారంభమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రయివేటు వుపాధ్యాయ మహాసభలు మార్చివరకు వాయిదాపడ్డ కారణాలను సమీక్షిస్తూ ప్రధానకార్యదర్శి శ్రీ మాధవపురి వెంకటరత్నకవి ప్రసంగించారు. వారు సమర్పించిన కార్యదర్శి నివేదికను ఆమోదించారు.

తరువాత ఎన్నికలలో సభ్యుల ఏకాభిప్రాయముతో శ్రీ చల్లపల్లి రాజేశ్వరరావుగారిని తిరిగి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీ జోస్యుల మహంకాళిశాస్త్రి, శ్రీ పువ్వా సీతారామయ్యగార్లు ఎన్నుకోబడ్డారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీ నండూరు వెంకటబసవరాజరత్నంగారిని సహాయ కార్యదర్శులుగా శ్రీ ఎం. వి. ఆర్. కవి, శ్రీ జె. శంకరదేవ్, శ్రీ యద్దనపూడి లక్ష్మీనరసింహారావుగార్లను ఎన్నుకొన్నారు. కోశాధ్యక్షులుగా శ్రీ లక్కవరం వీరభద్రరావు గారిని తిరిగి ఎన్నుకొన్నా రు.

నాట్యకళలో శిక్షణ

నేషనల్ స్కూలు ఆఫ్ డ్రామా ఏషియన్ థియేటరు ఇన్‌స్టిట్యూట్ న్యూఢిల్లీలో నాట్యకళలో శిక్షణ యిచ్చుటకు కొంతమంది విద్యార్థులను ఎన్నుకొను చున్నారు. నాట్యకళలో ప్రవేశముండి కనీసం 25 సం. లు వయస్సుకు తక్కువ కానివారు అందుజేరుటకు అర్హులు. సమర్థులైనవారికి నెలకు రు 200— ఉపకారవేతనం యివ్వబడును. సంగీతనాటక ఏకాడమీ, న్యూఢిల్లీవారి ఆధ్వర్యమున ఈ స్కూలు నడుపబడుచున్నది. ఇందుజేరగోరువారు పూర్తి వివరాలతో సెక్రటరీ, జగదీష్ గురుకుల విద్యాలయం, విజయవాడ—2 కు ఫిబ్రవరి 20 లోగా దరఖాస్తులు పంపాలి. ఇంకనూ వివరాలు కోరువారు స్వయంగా గాని, స్వంత అడ్రసు కలిగిన పదిపైసల పోస్టు కవరుగానీ పంపిన వివరాలు బడయవచ్చని కార్యదర్శి శ్రీ ఏ. జి. కృష్ణమూర్తి వ్రాస్తున్నారు.

వివాహమహోత్సవం

కాకినాడ, ఫిబ్రవరి 6:— శ్రీ కొట్నవల్లి పాపారావుచౌదరికి చి. సౌ నాగరత్నమ్మకూ యిటీవల రాచర్లపేటలో ఆదర్శవివాహం జరిగింది. మాజీ శాసనసభ్యులు శ్రీ కె. పట్టాభిరామయ్య ప్రభృతులు ఈవివాహానికి హాజరైనారు

చిన్న పరిశ్రమలకు ప్రభుత్వ సహాయం

ముఖ్యమంత్రి వివరణ

హిందూపురం, ఫిబ్రవరి 9:— ప్రజలు కొన్ని పెట్టుబడులతో చిన్నరకం పరిశ్రమలను నెలకొల్పి, ఉత్పత్తిని ప్రారంభిస్తే, వారికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య హామీ యిచ్చారు.

ఒక సైకిళ్ళ కర్మాగారములో తయారయిన వాటిలో మొదటి సైకిలును అమ్మకానికి శ్రీ సంజీవయ్య యిటీవల విడుదలచేస్తూ, పై విధంగా చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, పబ్లిక్ వర్క్స్ మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, ప్రదేశ్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ మంతెన వెంకటరాజు, శ్రీ కల్లూరి సుబ్బారావు ప్రభృతులు సైకిళ్ళ పరిశ్రమను సందర్శించారు.

ఆదివాసి మహాసభలు

పుల్లంగి, ఫిబ్రవరి 5:— ఆదివాసి సేవాసంఘం మహాసభలు కేంద్రస్థానమయిన పుల్లంగిలో ఇటీవల జరిగినవి. గూడెం, ఎల్లవరం, రంపచోడవరం, భద్రాచలం తాలూకాల ప్రతినిధులు, ఒరిస్సానుండి మల్కనగిరి తాలూకా ప్రతినిధులు హాజరైనారు. రోలపల్లి సుగ్గయ్యగారి అధ్యక్షతను సభ ప్రారంభమయినది. వందలాదిగా స్త్రీపురుషులు సభ చూచుటకు వచ్చారు. ఆదివాసి సేవాసంఘ అధ్యక్షులు శ్రీ పూసర్ల జ్ఞానభూషణం గారు సభ్యుల వందరిని సభకు పరిచయం చేశారు. ఆతర్వాత వారే ఆదివాసి సభ్యత, అభివృద్ధి, భవిష్యత్ మొదలగు అంశాలపై ప్రసంగించారు. మరునాడు మల్కనగిరి తాలూకా సంఘ ఉపాధ్యక్షుడు శ్రీ దొండపాటి రాఘవరావుగారి అధ్యక్షతను సమావేశమైన సభలో కొండవాళ్ళకు సంబంధించిన వివిధ అంశములపై శ్రీ దూడ దేవసహాయంగారు, కుర్లా రెడ్డయ్యగారు, దూడ ప్రకాశంగారు, చిన్నం శాంతయ్యగారు, బూరగ కృపాబిక్షమనోహరంగారు విపులంగాఉపన్యసించారు.

ఏకగ్రీవంగా ఈక్రింది తీర్మానాలు చేశారు: ఆదివాసి సేవాసంఘంవారు కోరిన గ్రాంటును వారి కార్యక్రమాభివృద్ధికి ప్రభుత్వం తప్పక మంజూరుచేయాలి. ఫారెస్టువారి సంవత్సరం వేయు క్రొత్త రిజర్వు లైనులు ప్రజాభీష్టమునకు అనుకూలం కానందున ప్రస్తుతం నాటి నావుచేసి, వారికి కావలసిన భూమివదలి మిగతా రిజర్వు చేయవచ్చును. ఆదివాసుల ఆస్తి ప్రాణ రక్షణకై 1947కు పూర్వం వలె లైసెన్సులు లేకుండా కేపుతుపాకులు కలిగివుండే హక్కును పునరుద్ధరించాలి. ఎల్లవరం తాలూకాలోని పెద్దేరుకు ఒడిసికర్ర వద్దను రంపచోడవరం తాలూకాలోని సీమలేరుకు కుట్రువాడ వద్దను తక్షణమే పక్కా బ్రిడ్జిలు కట్టించి రవాణా సౌకర్యములు కల్పించాలి. ధారకొండ నుండి చవల మీదుగా మారేడుమిల్లి రామవరం నుండి, పుల్లంగి సట్నవాడల మీదగా వలమూరు రోడ్లువేయించి మన్య ప్రాంతాలను కలపాలి. మన్యరైతుల భూములకు పట్టాలిచ్చి ఆదివాసుల వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం అన్నివిధాల చేయుత నివ్వాలి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం గుర్తించిన కొండతెగల్లో నెవరిని కూడా ఆదివాసి జాబితానుండి తగ్గించరాదు.

ఆదివాసి సేవాసంఘ అధ్యక్షుడు శ్రీపూసర్ల జ్ఞానభూషణం వందన సమర్పణతో ముగిసింది.

ఆంధ్రమాజీ టీచర్-మేనేజర్లసభ

గుంటూరు, ఫిబ్రవరి 6:— గుంటూరు హిందూకాలేజీ గ్యాలరీ హాలులో ఆంధ్ర మాజీ టీచరు—మేనేజర్ల మహాసభలు శ్రీ ఎన్.వి.ఎల్. నరసింహారావు పంతులుగారి అధ్యక్షతను జరిగినవి. ఆహ్వానసంఘాధ్యక్షుడు శ్రీ ఎన్. సీతయ్యగారు సభల ఆవశ్యకతనుగూర్చి, టీచరు—మేనేజర్ల కర్తవ్యాన్ని గూర్చి విపులంగా ముచ్చటించారు.

శ్రీ టి. మాత్యూ, మొదలగు పలువురు టీచర్లు—మేనేజర్లు స్కూళ్ళ స్వాధీన కార్యక్రమాలవల్ల జరుగుచున్న ఇబ్బందులను గూర్చి విపులంగా మాట్లాడారు.

ఈదిగువ ప్రధాన తీర్మానములు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి. శ్రీ కొత్తపల్లి సీతారామయ్య గారి వందనసమర్పణతో సభ ముగిసినది.

ప్రాథమిక విద్యావ్యాప్తి చురుకుగా సాగుటకు గాను, ప్రయివేటు మేనేజిమెంట్సును ప్రోత్సహించాలని, ప్రయివేటు మేనేజిమెంట్సును రద్దుచేయాలనే సంకల్పాన్ని విడనాడి, స్వాధీనం చేసుకొన్న స్కూళ్ళను ఆయా మేనేజర్లకు తిరిగి స్వాధీనం చేయుచు, మద్రాసు ప్రభుత్వంవారు ఇటు టీచర్లకు అటు మేనేజర్లకు చేయుచున్న సహాయముల నన్నిటిని మనరాష్ట్రంలోని టీచర్లకు, మేనేజర్లకు మన ప్రభుత్వంవారు కూడా చేయుటకు పూనుకొని తద్వారా ప్రాథమిక విద్యావ్యాప్తికి తోడ్పడవలెనని కోరారు.

55 సం. వయసు నిండినదని ఉద్యోగాలనుండి తొలగించబడిన టీచర్లు—మేనేజర్లకు వారివారి స్కూళ్ళలో వారికి వెంటనే ఉద్యోగాలనిప్పించాలన్నారు.

ఆంధ్ర ఎయిడ్ టీచర్లు—మేనేజర్ల సంఘమును స్థాపించుటకు గాను అవసరము ప్రయత్నముల నన్నిటిని చేయుటకు గాను 10 మంది సభ్యులుగల ఒక అడహాక్ కమిటీని ఏర్పాటు చేయుటకును, ఆ కమిటీకి శ్రీ ఎన్. సీతయ్య గారిని అధ్యక్షులుగా నుంచుటకును, తీర్మానించారు. అడహాక్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు— 1. శ్రీ చింటు కోదండరామయ్య, 2. కొత్తపల్లి సీతారామయ్య, 3. బి.ఎల్. నరసింహారావు, 4. మేత్యూ, 5. ఏ. జాన్ ప్రసాదరావు, 6. సి. వెంకటనారాయణ, 7. ఏ. శ్రీనివాసరావు, 8. కె.వి.ఎస్. ప్రకాశరావు, కె. భైరవస్వామిగారలు.

నెల్లూరు కాలేజీ విద్యార్థి దుర్మరణం

(మన విలేఖరి)

నెల్లూరు, ఫిబ్రవరి 8:— ఆదివారంనాడు ఆనకట్ట సమీపాన స్నానం చేస్తూ వి. ఆర్. కాలేజీలోని ప్రీ—యూనివర్సిటీ తరగతి విద్యార్థి శ్రీ కమలనాథ్‌సింగ్ పెన్నానదిలో మునిగిపోయారు. బురదలో కూరుకుపోయిన అతని శవం నేడు కనుగొనబడింది. సోమవారంనాడు కాలేజీకి సెలవు ఇచ్చారు.

నిర్బంధప్రాథమిక విద్యాపద్ధతి

పరిశీలనకు నిపుణుల సంఘాన్ని నియమించాలని ఆచార్యరంగా సూచన

నిడుబ్రోలు, ఫిబ్రవరి 8:— దేశవ్యాప్తంగా అమలుపర్చ దలచిన నిర్బంధ ప్రాథమిక విద్యాకార్యక్రమం తక్కువఖర్చుతో, కూడుకున్న, విజయవంతమైన పథకం కాలేదనే సంశయాన్ని స్వతంత్రపార్టీ అధ్యక్షులు ఆచార్యరంగా వ్యక్తపరిచారు.

ఈవిషయాన్ని కూలంకషంగా పరిశీలించి సరైన మార్గాలను సూచించడానికి ఒక నిపుణుల సంఘాన్ని నియమించాలని శనివారం నాడు చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే వారి కనీసం విద్యార్హతలను ప్రభుత్వం నిర్ణయించవచ్చునీ, స్కూలు మేనేజర్ల బారినుండి వారికి రక్షణ కలిగించవచ్చునీ సూచించారు.

పాఠశాలల ఉత్సవాలు

గుంటూరు ఫిబ్రవరి 8:— శ్రీ యాదవ కమిటీ మాధ్యమిక పాఠశాల (పాతగుంటూరు) వార్షికోత్సవము ఇటీవల జరుపబడినది.

జాతీయ పతాకమును గుంటూరు మునిసిపల్ స్పెషల్ ఆఫీసరు శ్రీ జి. నరసింహస్వామి ఎగురవేసిరి.

వార్షికోత్సవ సభకు శ్రీ ఏకా ఆంజనేయ పంతులు అధ్యక్షత వహించిరి. గుంటూరుజిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సి. గోపీనాథరావు సభను ప్రారంభించారు. పాఠశాలకమిటీ కార్యదర్శి శ్రీ బాదినేడి సత్యనారాయణ గత పదిసంవత్సరముల నుండి పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు.

శ్రీ జి. నరసింహస్వామి, శ్రీ జమ్మల మడక మాధవరామశర్మ, శ్రీ వల్లమూడి గోపాలకృష్ణమూర్తి, శ్రీ రాచపూడి వెంకట సుబ్బారావు, శ్రీ పారం వెంకటేశ్వర్లు గారలు ఉపన్యసించారు. పాఠశాలలో జరుపబడిన పోటీలలో నెగ్గిన బాలబాలికలకు శ్రీమతి లీలా గోపీనాథ్‌గారిచే బహుమతుల ప్రదానము చేయబడినది. పాఠశాల బాలబాలికలచే నృత్య నాటక ప్రదర్శనములు ప్రదర్శించబడినవి.

మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి. వి. డానియల్ గారి వందన సమర్పణతో సభ ముగిసినది.

సత్తెనపల్లి ఉన్నతపాఠశాల పూర్వసంఘ కార్యదర్శి విజ్ఞప్తి

శ్రీ శరభయ్య గుప్తా హైందవోన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవము ఫిబ్రవరి మూడవ వారంలో జరుపబడును. పూర్వ విద్యార్థులు ఈ క్రింది చిరునామాకు వారి చిరునామాలను ఒక రూపాయి ప్రవేశరుసుముతో సహా పంపవలెనని కార్యదర్శి శ్రీ డి. రామరాజు వ్రాస్తున్నారు.

చిరునామా: శ్రీ డి. రామరాజు, సెక్రటరీ, పూర్వ విద్యార్థి సంఘం, సత్తెనపల్లి.

మార్టేరులో

మార్టేరులో యస్. వి. జి. హైస్కూలు యొక్క పాఠశాల దినోత్సవము ఇటీవల జరిగింది. స్కూలు పూపిల్ లీడరు కె. వీర రాఘవరెడ్డి స్వాగతము చెప్పెను. డా. పోడూరు రామారావు అధ్యక్షత వహించిరి.

శ్రీ వి. రాజగోపాలరెడ్డి సభను ప్రారంభించారు. విద్యార్థి సంఘం తరపున మండ వెంకటేశ్వరరెడ్డి, పాఠశాల తరపున హెడ్మాష్టరు శ్రీ యస్. సత్యనారాయణగారు నివేదికలను సమర్పించిరి. కర్రి రామిరెడ్డి హిందీలో విద్యార్థుల బాధ్యతలను గూర్చి చెప్పిరి. శ్రీ డి. సుబ్రహ్మణ్యం తెలుగుభాషాభివృద్ధికి సూచన లిచ్చిరి. శ్రీమతి పోడూరి శారద దేవిగారు వక్తృత్వ వ్యాస రచన, ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు పంచిపెట్టిరి. విద్యార్థి బృందము వారిచే నాటికలు, విచిత్ర వేషములు ప్రదర్శించ బడినవి. శ్రీ వెలువలి వీర్రాజుగారి అభివందనములతో సభముగిసెను.

జమ్మికుంట (కరీంనగర్)లో

జమ్మికుంట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ సందర్భమున ఉపాధ్యాయులు, విద్యార్థులు, జయ జయ ధ్వానములతో పూరేగింపు జరిపిరి. శ్రీ జె. చొక్కారావు కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షులు అఖండజ్యోతి వెలిగించి ప్రారంభోత్సవము జేసిరి. ఎ. సి. సి. మరియు స్కౌటు విద్యార్థులు విన్యాసప్రదర్శన జరిపిరి.

శ్రీ పి. గోపాలరెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభింప బడినది. శ్రీ ఎ. సాంబశివరావు (ప్రధానోపాధ్యాయులు) పాఠశాలస్థితిగతులను జిల్లాపరిషత్ అధ్యక్షుల వారికి నివేదించిరి.

డా. శ్రీ నరసింహరాజు గారి యధ్యక్షతన సభ ప్రారంభింపబడెను. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు, శ్రీ దూళిపాటి రామమూర్తి గారు శ్రీ వానమామలై వరదా జగన్నాథాచార్యులు గారు కవితాగానము చేసి తెలుగు సారస్వతములోని కొన్ని ముఖ్యాంశములపై చక్కగా మువన్యసించిరి. శ్రీ సీతారాం నాయుడు గారు శ్రీ పి. శ్రీనివాస శర్మగారు, శ్రీ నానరయ్య గారు విద్యార్థుల క్రమశిక్షణ, వార్షికోత్సవము వీనిపై చక్కగా మువన్యసించిరి. తరువాత "కన్నతల్లి", "సాలెగూడు" అను నాటికలు ప్రదర్శింప బడినవి. తరువాత శ్రీ ప్రధానోపాధ్యాయులు పాఠశాల వార్షిక నివేదిక జదివి వార్షికోత్సవ ప్రాముఖ్యమును వివరించిరి. అనంతరము ఆంధ్రోపాధ్యాయులు శ్రీ డి. శ్రీరంగాచార్యుల గారి వందన సమర్పణముతో సభ ముగిసెను.

విశాఖపట్నంలో

ఇంద్రద్యుమ్న మంటపంలో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసమై నూతన గ్రంథాలయం ప్రారంభింప బడింది. యువకళా మండలి అధ్యక్షులు శ్రీ వై. శంకరరావు 'విద్యార్థి గ్రంథాలయం' ప్రారంభోత్సవం చేశారు.

శ్రీ కొడవంటి బ్రహ్మాజీరావు గారు శ్రీమందా సూర్యనారాయణ, గ్రంథాలయ ప్రయోజనాల గూర్చి ఉపన్యసించారు.

నూతన గ్రంథాలయ కార్య నిర్వాహక వర్గంగా దిగువ విద్యార్థులను నిర్ణయించు కోవడ మయినది.

కార్యదర్శులు: పి. రామకృష్ణ, జి. శ్రీరామమూర్తి, కార్యవర్గ సభ్యులు: యస్. రామగోపాల్, బి. భాస్కర గాంధి, జి. వి. సుబ్బారావు, పి. సత్యనారాయణ, రాంభట్ల నాగేశ్వరరావు, కె. శేషగిరి, యం. వాసుదేవరావు.

గ్రంథాలయాభివృద్ధికి సలహాలు తీసుకొనుటకై శ్రీయుతులు కొడవంటి బ్రహ్మాజీరావు, జోస్యుల రామారావు, మండా సూర్యనారాయణ గార్లను సలహా సంఘంగా కోరడమైంది.

నీరడి ఆనకట్ట నిర్మాణ వివరాలు

భువనేశ్వర్‌లో చర్చించడానికి శ్రీ వెంకటకృష్ణయ్యర్ నియామకం

(మన విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 9:— వంశధారా ప్రాజెక్టు ప్రథమదశలో రు. 12 కోట్లఖర్చుతో నీరడి వద్ద రాష్ట్రప్రభుత్వం నిర్మించదలచిన ఆనకట్టకు సంబంధించిన కొన్నివివరాలను అందజేయ వలసిందిగా ఒరిస్సా ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాన్ని కోరిందని విశ్వసనీయవర్గాల ద్వారాతెలిసింది.

ఒరిస్సా ప్రభుత్వ అధికారులతో ఈ విషయాన్ని గూర్చి చర్చించడానికి నీటి పారుదల విషయాలలో సలహాదారు, శ్రీ వెంకటకృష్ణ అయ్యర్‌ను భువనేశ్వర్‌కు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది.

ఫిబ్రవరి 11 న నీరడి ఆనకట్టకు ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య శంకుస్థాపన మహోత్సవం జరుపవలసిఉంది.

గొట్టవట్ట వంశధారా ప్రాజెక్టు నిర్మించడానికి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇదివరకే అంగీకరించాయి. దీనికి ప్లానింగు కమిషన్ ఆమోదముద్ర పడవలసిఉంది.

ప్లానింగుకమిషన్ ఆమోదం లాంఛనప్రాయం గనుక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి కార్యక్రమాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీరడి ఆనకట్ట నిర్మాణంకూడా ఈ కార్యక్రమంలో చేరింది. ప్రాథమిక పనులకు రెండవప్రణాళికలోరాష్ట్రప్రభుత్వం రు50లక్షలు కేటాయించింది.

శ్రీకాకుళం జిల్లాలో బాగా వెనుకబడిన ప్రాంతాలలో దాదాపు లక్షఎకరాల భూమి వంశధారా ప్రాజెక్టుక్రింద సాగుచేయడానికి వీలు కలుగుతుంది. అందుచేత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రెండవ ప్రణాళికలోనే ముందుగా చేర్చింది.

మోటూరులో ఎ. సి. సి. శిబిరం

(మన విలేఖరి)

గుడివాడ, ఫిబ్రవరి 6:— తూర్పు కృష్ణాజిల్లాలో వివిధ పాఠశాలల ఎ. సి. సి. దళాలకు చెందినవారు 480మంది; ఉపాధ్యాయులు 20మంది, తదితర ఉద్యోగులు మోటూరు ఎ. సి. సి. శిబిరంలో క్యాంప్ శిక్షణలో నాయకత్వాన పాల్గొంటున్నారు. మోటూరునుంచి శేరీగొల్వేపల్లికి మూడు మైళ్లపొడవు మట్టిరోడ్డు ఈనెల 1 నుంచి 14వ తేదీలోపల వేయు దానికి సంకల్పించారు.

ఈ సందర్భంలో జరిగిన ప్రారంభోత్సవానికి మోటూరు పంచాయతీసమితి అధ్యక్షుడు శ్రీ ఘంటా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు.. శ్రీయుతులు కటారి సత్యనారాయణరావు, చింతా లు, బిహెచ్. కృష్ణమూర్తి మాట్లాడారు. ప్రణాళికా కార్యక్రమాలలో పాల్గొని తమను తాము అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ యాదవసంఘం ఏర్పాటు

గుంటూరు, ఫిబ్రవరి 6:— గుంటూరు యాదవ కమిటీ సమావేశం మాధ్యమిక పాఠశాలలో జరిగినది. ఆంధ్ర, తెలంగాణా యాదవ సంఘ కార్యవర్గం సభ్యులు, కార్యకర్తలు ఈసమావేశంలో ఆంధ్ర రాష్ట్ర యాదవ సేవాసంఘమును హైదరాబాదు రాష్ట్ర యాదవ మహాజన సమాజమును కలిపి ఒకే సంస్థగా రూపొందించుటకు దానికి 'ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం' అని పేరిడుటకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశానికి వివిధ తాలూకా, జిల్లాలనుండి సుమారు 500 యాదవ సంఘీయులు హాజరైరి.

సమావేశ ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంఘ కార్యదర్శి, హైదరాబాదు యాదవ మహాజన సమాజము ఉపాధ్యక్షులు అగు శ్రీ పోలం వీరయ్య యాదవగారు జాతీయ పతాకాన్ని ఎగురవేసిరి.

సమావేశానికి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి సంగం లక్ష్మీబాయి (హైదరాబాదు రాష్ట్ర యాదవ మహాజన సమాజ అధ్యక్షులు) గారు అధ్యక్షత వహించిరి. శ్రీయుతులు పులి రామపులు, బాదినేడి సత్యనారాయణ, పాశం వెంకటేశ్వర్లు, తాడిబోయిన మల్లయ్య మొదలుగాగల ఆంధ్ర యాదవసంఘ నాయకులు, శ్రీయుతులు గడ్డి మల్లయ్య, గిరి భాష్యయ్య, ఎ. శంకరరావు, యస్. మైసయ్య, సి. వీరప్ప, జి. బాలయ్య మొదలగు హైదరాబాదు యాదవ సమాజ నాయకులు సమావేశ చర్చలలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘమునకు శ్రీ పోలం వీరయ్య యాదవగారిని అధ్యక్షులుగా ఎన్నుకొని, నూతన కార్యవర్గమును నిర్మించు అధికారము వారికియిచ్చారు, కార్యవర్గ మందు ప్రతిజిల్లా నుండి ప్రతినిధులను తీసుకోవలయునని తీర్మానించబడినది. మరి కొన్ని తీర్మానములు ఆమోదించబడిన తర్వాత శ్రీ పాశం వెంకటేశ్వర్లు అభినందనలు తెల్పారు.

కాకినాడలో గాంధీజీ వర్ధంతి

కాకినాడ, ఫిబ్రవరి 6:— గాంధీతత్వ ప్రచారకేంద్రంలో గాంధీజీ వర్ధంతి డాక్టరు కె. వెంకటాచలం అధ్యక్షతన జరిగింది.

శ్రీయుతులు పి. రామమోహన్‌రావు, వి. చలమయ్య, కె. తారకం, పి.వి. సూర్యారావు, పి. సత్యనారాయణమూర్తిగార్లు ప్రసంగించారు.

మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ స్థాయీసంఘం

అభివృద్ధికార్యక్రమాల సమీక్ష

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9:— మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ స్థాయీ సంఘం కలెక్టరు శ్రీ డి. శంకర గురుస్వామి అధ్యక్షతను సమావేశ మయింది.

జిల్లాలో స్థానిక అభివృద్ధి, కమ్యూనికేషన్ల కార్యక్రమాలు ఏలాఅమలు పరుపబడుచున్నది ఈ సమావేశంలో సమీక్షించారు.

కొండారావుపల్లి, మోనాజీపేట, యెన్‌కొండలలో పాఠశాల భవనాలను నిర్మించడానికి స్థాయీ సంఘం సంకల్పించింది.

శ్రీమతి జయలక్ష్మి దేవమ్మ, శ్రీ గౌడ్ సమావేశంలో మాట్లాడుతూ బ్లాకులవారీగా గ్రామీణ వైద్య శాలలు నెలకొల్పాలని సూచించారు. నాన్‌బ్లాక్ ప్రాంతంనుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నది గనుక ముందుగా ఆప్రాంతంలో ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని పరిషదధ్యక్షుడు శ్రీ రామచంద్రారెడ్డి తెలియజేశారు.

ఖమ్మం విద్యార్థిసభలో శ్రీ కోరాడ ప్రసంగం

(ఆంధ్రప్రభ విలేఖరి)

ఖమ్మం, ఫిబ్రవరి 1:— ఖమ్మంజిల్లా ద్వితీయ విద్యార్థి మహాసభ సందర్భమున కూచిపూడి భరత నాట్యాచార్య శ్రీ కోరాడ నరసింహారావు గారు మాట్లాడుచు, ఈనాడు విద్యార్థులు కొంత తప్పు దారి పట్టుచున్నారని, తాను భావించుటయే గాక వారు రాజకీయములలో ప్రమేయముపెట్టుకొనుట మంచిదికాదనియు ఈమధ్య తాను విదేశాలపర్యటనలో విద్యార్థులు ఐక్యత క్రమశిక్షణ వారి ఉత్సాహము ముచ్చటగా కళా రసాత్మకమైనదిగా యున్నదని నుడివిరి. ఈ విశాల విశ్వంలో కళను వెదజల్లుట చాల ముఖ్యము, ఇందులో భారతీయకళ చాల విశిష్టమైనది. అందులో కూచిపూడి భరతనాట్యము చాల అగ్రస్థానము వహించినదనియు చెప్పి అవతార పురుషులు దశావతారములలో ఎట్లా ఉద్భవించినదీ వారు నాట్యభంగిమల ద్వారా చూపించినారు. ప్రతి విద్యార్థి ప్రతిభ చాటినట్లైతే వారి జీవితం ఎంతైనా వికసిస్తుంది. దీనికి ఆయా శాస్త్రంలో ఉన్నతవిద్య అవసరం. కళాకారుల యొక్క కళ వికసించవలెనంటే ప్రజలముందు ప్రదర్శింపవలెను. భారతప్రభుత్వము తమ కళను ప్రదర్శించుటకు విదేశాలలో పర్యటించుటకు అవకాశము కల్పించినందుకు కృతజ్ఞత తెల్పిరి.

గుంటూరు పొగాకు ఫ్యాక్టరీలకు బొగ్గు కొరత

గుంటూరు, ఫిబ్రవరి 8:— ఇండియన్ టుబాకో అసోసియేషన్ కార్యదర్శి శ్రీ నాళం నరసింహారావు ఇలా వ్రాస్తున్నారు:

"బొగ్గు ఒక్క పొగాకు రీడ్రయింగు ఫ్యాక్టరీలకేకాకుండా, రైతులకు కూడాముఖ్యం. సుమారు ఒక సంవత్సరంనుండి యీబొగ్గు సరఫరా సరిగా జరుగుటలేదు. బొగ్గు వ్యాగనులు విర్విరామయిన కాలంలో ఫ్యాక్టరీలకు, రైతులకు, చేరకపోవుట వలన వారు అనేకములయిన బాధలకు గురి అగుచున్నారు. బొగ్గు సరఫరా సరిగా లేకపోవుటచే ప్రస్తుతం రైతులకు, రీడ్రయింగు ఫ్యాక్టరీలకు చాలా విషమ పరిస్థితి ఏర్పడినది.

ఈ విషమ పరిస్థితిని గురించి ఇండియన్ టుబాకో ఎసోసియేషన్ ఒక మెమోరాండంను, కోల్ కంట్రోలర్ కలకత్తా వారికి, డైరెక్టర్ కంట్రోల్డ్ కమొడిటీస్, హైదరాబాదు వారి ద్వారా పంపియున్నాం. ఈస్థితికి కారకులు బొగ్గు అధికారులో లేక రైల్వే అధికారులో నిర్ణయించుటకు చాలకష్టంగా నున్నది. ఎవరు కారకులయినప్పటికీ, గవర్నమెంటు బొగ్గు సప్లయి చేయు విషయమున, వెంటనే తగుచర్య తీసుకోవాలి."

శ్రీ భారతీతీర్థసంస్థ

విజయనగరం, ఫిబ్రవరి 8:— ఇటీవల ప్రతి ఆదివారం 'భారతీతీర్థ' ఆధ్వర్యాన సంస్థ ప్రధానకార్యదర్శి శ్రీ కాంద్రేగుల సూర్యనారాయణ మూర్తి నివాస గృహంలో ఏర్పాటవుతున్న వేదాంత సాహిత్య గోష్ఠి కార్యక్రమాలు రాబోవు మార్చినెల మధ్యనుంచీ విజయనగరం రాజ ప్రాసాదం "మోతీమహాల్"భవనంలో ఏర్పాటు కాబడతాయని ప్రకటించబడిది.

జనవరి 22వ తేదీ సాయంత్రం శ్రీపూసపాటి లక్ష్మీనరసింహరాజు గారి అధ్యక్షతను జరిగిన సాహిత్య సమావేశంలో విజయనగరం రాజాగారి దివాన్ శ్రీరామమూర్తిగారు హర్షధ్వానాల మధ్య పై ప్రకటన చేశారు.

మండపేట వాస్తవ్యులు శ్రీ యం. కె. సుబ్రహ్మణ్యంగారి కుమారుడు 6 సం. వయస్సుగల యం. యస్. మణి కుమార్ అద్భుతంగా ఘట వాద్యప్రదర్శనం చేశారు. అచిరంజీవిని శ్రీ పి. యల్. యస్. రాజుగారు దీవించి పైవారం ఆంగ్లకళాశాలలో జరుగబోవు సంస్కృతీ ఉత్సవాలలో ఒక ప్రదర్శనం ఏర్పాటుచేసి బంగారు పతకమును బహూకరింపగలమని ప్రకటించారు. సభానంతరం శ్రీ కాంద్రేగులవారి కుమార్తె, ఆమె సంగీతోపాధ్యాయుడు శ్రీ అప్పలాచార్య సహకారంతో వీణాగానం చేశారు.

భీమవరంలో లారీప్రమాదం

ఒక బాలుని మరణం

(మన విలేఖరి)

భీమవరం, ఫిబ్రవరి 8:— నిన్న సాయంకాలం పట్టణంలో సంభవించిన ఒకలారీ ప్రమాదానికి దాదాపు నాలుగేళ్ళ బాలుడు గురై మరణించాడు.

ఈ బిడ్డ తల్లితో కలిసి సినిమాకు వెళుతుండగా ఈ దుస్సంఘటన జరిగిందని చెబుతున్నారు.

పశ్చిమ గోదావరిజిల్లా టీచర్ల గిల్డు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

నిడదవోలు, ఫిబ్రవరి 8:— పశ్చిమ గోదావరిజిల్లా టీచర్ల గిల్డు కార్యవర్గ సమావేశం జనవరి 29న జరిగింది. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూలు హెడ్మాష్టరు శ్రీ వై. గోపాలస్వామి సభకు అధ్యక్షత వహించారు. శ్రీ ఎం. రామకృష్ణారావు కార్యదర్శి నివేదికను సమర్పించారు.

క్రింది తీర్మానాలు ఆమోదించారు. పట్టభద్రులకు యిచ్చినట్లుగా సెకెండరీ పాఠశాలలో పనిచేసేవారికి కూడా మూడు అడ్వాన్సు యింక్రిమెంట్లు మంజూరు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటర్మీడియట్ చదివి ట్రయినింగు అయిన సెకెండరీ గ్రేడు ఉపాధ్యాయులకు రు. 75—150 ల స్కేలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెకెండరీ గ్రేడులో ఉండి బి. ఏ. ప్యాసయిన ఉపాధ్యాయులు ప్రైవేటుగా బి. యిడి. పరీక్షకు వెళ్ళడానికి అనుమతించాలని కోరారు.

హయ్యర్ సెకండరీ స్కూళ్లలో పనిచేసే హిందీ పండితులకు అన్నిసదుపాయాలను యివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎలిమెంటరీ పాఠశాలల ఉపాధ్యాయుల కోరికలను కూడా తీర్చి, వారిజీతాలను పెంచేయోటువారు. సకాలంలో చెల్లించేటట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గ్రామఫిజికల్ వెల్‌ఫేర్ క్లబ్

కొవ్వూరు, ఫిబ్రవరి 8:— గ్రామఫిజికల్ వెల్‌ఫేర్ క్లబ్బును యిచ్చట కొవ్వూరు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె. భీమశంకరరావు ప్రారంభోత్సవం చేశారు. సభకు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠ ప్రధానోపాధ్యాయులు శ్రీ కోశరాజు వెంకట నరసింహ అప్పారావుగారు అధ్యక్షత వహించారు.

పశ్చిమ గోదావరిజిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ అల్లూరి బాపినీడు శ్రీ బి. కె. వి. శాస్త్రి, శ్రీ డి. కృష్ణారావు, కొవ్వూరు పంచాయతీ సమితి బి. డి వో. శ్రీ బి. వెంకటస్వామి గార్లు కూడా ఉపన్యసించారు.

ఈ క్రింది సభ్యులతో కూడిన కార్యవర్గం ఎన్నుకోబడెను.

శ్రీ కె. ఎస్. ఎం. ఖాన్ (సాబు) అధ్యక్షులు కార్యదర్శి: శ్రీ మన్యం వెంకట సత్యనారాయణ ఆర్గనైజర్: శ్రీ కె. శ్రీనివాసరావు, సభ్యులు శ్రీయుతులు ఎం. ఎ. ఖుద్దూస్, వి. రామారావు ఎం. రహ్మతుల్లా, ఎం. హుస్సేన్ బాబా, కొత్తూరి శ్రీనివాసరావు, సి. హెచ్. సూర్యనారాయణ, ఎ. వి. ఆర్. కె. మోహనరావు సయ్యద్ గౌస్ మొహిద్దీన్ మరి కె. అప్పారావు గార్లు.

సభానంతరం శ్రీ మాదిరెడ్డి కేశరావు (రాజమహేంద్రవరం) గారి తాలింఖానాకు జెందిన శ్రీ సైడిరావు బృందంవారు కుస్తీ ప్రదర్శనాలు జరిపారు. (మ. వి.)

తెలుగులో వక్తృత్వపోటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 8:— సుల్తాన్‌బజారులో నున్న శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయంలో ఫిబ్రవరి 10వ తెలుగులో ఉన్నత పాఠశాల విద్యార్థుల వక్తృత్వపోటీ జరుపబడును.

రు 25, రు 15లు, ఈపోటీలో ఎన్నుకొనబడిన ఇరువురికి బహుమతులుగా ఇస్తారు.

తెనాలిలో సంతాపసభ

తెనాలి, ఫిబ్రవరి 5:— తెనాలి ప్రెస్‌క్లబ్ వారు అధ్యక్షులు ఆవుల గోపాలకృష్ణమూర్తిగారి అధ్వర్యాన సమావేశమై "హిందూ" ప్రచురణకర్త శ్రీ శ్రీనివాసన్‌పార్థసారధి అకాల మరణానికి సంతాపాన్ని వెలిబుచ్చారు.

రిపబ్లిక్ ఉత్సవాలు

నర్సీపట్నంలో

నర్సీపట్నంలో జిల్లాపరిషత్ హైస్కూలులో రిపబ్లిక్ దినోత్సవము జరిగింది. జిల్లా మున్సిఫ్ మేజిస్ట్రేటు శ్రీ యం.వెంకటావు "రిపబ్లిక్‌భవన్"లో నిర్మింపబడ్డ పతాక ఆవిష్కరణ చేశారు. బాలికలు జాతీయ గీతములు పాడారు. హైస్కూలు విద్యార్థులు మాస్ డ్రిల్లు ప్రదర్శించారు. పట్నంలోని న్యాయవాదులు, ఉన్నత ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు వచ్చారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సంకరణం వీరభద్రరావు, స్కూలువిద్యార్థి నాయకులు శ్రీ పి. రాజేశ్వరరావు గార్లు స్వాగతాన్ని ఇచ్చారు. మిఠాయి విద్యార్థులకు పంచి పెట్టారు పాఠశాల గ్రౌండులో ఎ. సి. సి. విన్యాసములను తిలకించారు. ఎ. సి. సి. విద్యార్థులకు శ్రీ వెంకటావు, శ్రీ యస్. వీరభద్రరావు ఎ. సి. సి. ఆఫీసర్లు శ్రీ జి. యస్. కృష్ణారావు, శ్రీ పి. శ్రీరామమూర్తిగార్లు పండవాలను ఇచ్చారు.

సారస్వత పోటీలు ఆటల పోటీలకు శ్రీ వీరభద్రరావుగారు అధ్యక్షతవహించారు. పోటీలను శ్రీ సి. హెచ్. వరదరాజస్వామి, శ్రీ వైద్యనాథం శ్రీ మృత్యుంజయరావు, శ్రీ జి. యస్. కృష్ణారావు, శ్రీ యం. వి. రత్నాచారి, శ్రీ జి. వి. భద్రం, శ్రీ సుబ్బయ్యశాస్త్రి, శ్రీ శివరామయ్య గార్లు నిర్వహించారు.

రిపబ్లిక్ దినోత్సవ సభ ప్రారంభమయింది.సభకు శ్రీ యం. వెంకటావు గారు అధ్యక్షత వహించారు. శ్రీ యస్. వీరభద్రరావు గారు సభను ప్రారంభించారు. సభలో వైద్యనాథం, సి. హెచ్. వరదరాజస్వామి, శ్రీ డి. వి. చలం. బి.ఎ., బి.ఎల్. శ్రీ లక్ష్మణరావుగారు ఉపన్యసించారు. విద్యార్థులచే "కూలిపిల్ల" అను నాటకం ప్రదర్శించారు.

రాజోలులో

రాజోలు తాలూకాలో రిపబ్లిక్ దినోత్సవం సినారంబరంగా ప్రభుత్వ శాఖలు, ప్రజా సంస్థలు నిర్వహించి జరిపారు. ఉదయాన్నే స్థానిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాలవద్ద త్రివర్ణపతాకం యెగురవేయబడింది. బాల బాలికలకు మిఠాయి పంచిపెట్టబడింది. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని భక్త్యంజలి సమర్పించారు. సఖినేటిపల్లి, మల్కిపురం, పొన్నమండ, మామిడికుదురు, మాసేపల్లి, రాజోలు ఉన్నత పాఠశాలలవద్ద పతాకోత్సవం జరిపారు. విద్యార్థిజాతీయ సహాయ సైనిక దళ సభ్యులు క్రమశిక్షణతో బాలురుతిరి గౌరవవందనం చేశారు.

ముస్తాబాదలో

ముస్తాబాదలో భారత రిపబ్లిక్‌దినోత్సవము బ్రహ్మాండమయిన వూరేగింపుతో అతివైభవముగా జరిగినది. శ్రీ పాలడుగుల నాగన్నంగారి అధ్యక్షతన సభ జరిగినది. శాసనమండలి సభ్యులు శ్రీ గుత్తా రాజారావు, తదితర స్థానిక పెద్దలు రిపబ్లిక్ దినోత్సవముయొక్క ప్రాముఖ్యతను గూర్చి ఉపన్యసించిరి. తర్వాత నేతాజీ బుర్రకథ చెప్పబడినది. తదనంతరము టి. దశరథ రామయ్యగారు వందనసమర్పణగావించిరి.

విజయపురిలో

నాగార్జున సాగరోన్నత పాఠశాలలో జాతీయ పతాకమును శ్రీ సాధు సత్యనారాయణ ఆవిష్కరించిరి. సభాధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తెలికిచెర్ల సూర్యప్రకాశం తమ ఉపన్యాసంలో ప్రజలు నెహ్రూ ప్రభుత్వమును బలపరచవలెనని శ్రీ చింతలపాటి శివశంకర ప్రణాళికల ప్రాముఖ్యత వివరించిరి. టి. యల్. యన్. మూర్తి ఉపన్యసించెను. పాఠశాలా రిపబ్లిక్ పార్లమెంటు సమావేశము సాంఘికశాస్త్రోపాధ్యాయులు శ్రీ పరుచూరి ఆంజనేయాచార్యులు పర్యవేక్షణక్రింద జరిగెను. చతుర్వేదుల లక్ష్మీనరసింహశాస్త్రి వందనసమర్పణ చేశారు.

పెదవడ్లపూడిలో

పెదవడ్లపూడిగ్రామంలో హయ్యరెలిమెంటరీ స్కూలునందు. పెదవడ్లపూడి గ్రామములందలి ప్రాథమిక పాఠశాలలన్నియు పాల్గొని భారత రిపబ్లిక్ వార్షికోత్సవములుజరిపిరి. యీసందర్భమున 8 పాఠశాలలోని, 12 వందల మంది విద్యార్థులు, 32మంది ఉపాధ్యాయులు పాల్గొనిరి. ఆటల పోటీలు, సారస్వత పోటీలు జరుపబడినవి. మంగళగిరి రేంజి జూనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. సుబ్బయ్యగారిచే జాతీయ పతాకావిష్కరణోత్సవము జరుపబడెను.

సాయంత్రం మంగళగిరి పంచాయితీ సమితి ప్రెసిడెంటు శ్రీ కారు మంచి వెంకట సుబ్బయ్య చౌదరిఅధ్యక్షతను బహిరంగ సభ జరుపబడెను. బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ వై. శివరామకృష్ణయ్యగారిచే పోటీలలో పాల్గొనిన 250 మంది విద్యార్థులకు టీములవారీగా బహుమతులు ఇవ్వబడినవి.

టెక్కలిలో

భారత రిపబ్లిక్ ఏకాదశ వార్షికోత్సవము యిక్కడ వైభవముగ జరుప బడెను.

ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు శ్రీయుల్లాపంతుల కృష్ణమూర్తి జాతీయ పతాకము ఎగురవేశారు.

శ్రీయుతులు యం.వి. నర్సింగరావు, కందాళై వెంకటాచార్యులుగారలు "రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యత గూర్చి ప్రసంగించిరి. విద్యార్థి సంఘ నాయకుడు చి. గుంటరామారావు కృతజ్ఞత తెలిపారు. పిమ్మట ఆటల పోటీలు జరుపబడెను.

తాలూకా కార్యాలయం తాసిల్దారు శ్రీ ఖప్పా అప్పారావు జాతీయ జెండా ఆవిష్కరించిరి. పోలీసు విన్యాసానంతరము సైనిక వందనము స్వీకరించిరి.

భారత రెడ్‌క్రాస్—టెక్కలి డివిజను కార్యదర్శి డాక్టరు రామారావుగారి అధ్యక్షతను గొప్ప బహిరంగ సభ జరిగెను. శ్రీ యుల్లా పంతుల కృష్ణమూర్తిగారు "సర్వసత్తాక ప్రతిపత్తిగల భారత రిపబ్లిక్ ప్రజాస్వామ్యములో ప్రతి పౌరుని విధి" గూర్చి, పంచవర్ష ప్రణాళికల జయప్రద నిర్వహణకై సహకరించవలసినదిగా ఉద్బోధించిరి.

బాలికల మాధ్యమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలలలో కూడ రిపబ్లిక్ దినోత్సవము జరిగెను.

* * *

టెక్కలి మహిళా సంఘము అధ్వర్యమున్న అత్యంత వైభవముగా 12వ రిపబ్లిక్ దినోత్సవము మిడిల్‌స్కూలు ఆవరణలో జరిగెను. శ్రీమతి టి. గుణవతమ్మ అధ్యక్షత వహించెను. శ్రీమతి కే. సువర్ణలతమ్మ పతాక ఆవిష్కరణ జరిపిరి.

"భారత రిపబ్లిక్‌లో మహిళలపాత్ర"గూర్చి ప్రధానోపాధ్యాయిని కుమారి జి. భారతాంబ ఉపన్యసించారు.

ఖర్గపూరులో

ఖర్గపూర్‌లో రిపబ్లిక్ దినోత్సవము అతి వైభవముగా జరుపబడ్డది. ఆంధ్ర బాలసంఘము శ్రీరామాపార్కులో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరుగారి సతీమణి, మిసెస్ జోగా జండా ఎగురవేసినారు. మహిళాసమితి మహిళలుకూడ వచ్చినారు.

ఈ పర్వదినమున 4 మైళ్ల పరుగెత్తుట పందెములు పెట్టినారు. ఆయొక్క క్రీడారంగముకు 21 పోటీదార్లు వచ్చినారు. దీనికి రైల్వే వర్కుషాపులోని లోకో వర్క్సు మేనేజరుగారు శ్రీ ప్రేమసింగు ప్రారంభోత్సవము చేసినారు. గెలిచినవారికి వారి సతీమణి బహుమతులు యిచ్చినారు.

వివిధగ్రామాలలో

రిపబ్లిక్‌దినోత్సవాలు ఈ క్రింది గ్రామాలలోను, పట్టణాలలోనూ కూడా జరిగినట్లు వార్తలు వచ్చినాయి.

విజయనగరం తాలూకా నందాం, బుడతనపల్లి, జగ్గాపురం, సాలూరు, హైదరాబాదులోని కురుమా హాస్టల్, విజయవాడలోని ఆనంద ఆయుర్వేదిక్ డ్రగు రిసెర్చ్‌ఇన్‌స్టిట్యూట్, నార్లవ మండలం యువజనకాంగ్రెస్, రామవ ట్యుటోరియల్ కాలేజి, భారతరత్న సేవాదళం, నెల్లూరు ప్రకాష్ భవనం, కంభంపాడు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, ఆకునూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల జగ్గయ్యపేట శాఖ గ్రంథాలయం వడమటలంక బండిపాలెం, అంకంపాలెం, బూర్గంపాడు, యలమంచిలి, విడదవోలులో అభ్యుదయ సమితి, వీరవాసరం, సామర్లకోట, నల్లగొండ, చోడవరం, ఏలూరు హిందీ మహావిద్యాలయం, కొయ్యలగూడెం, ఫిరంగిపురం, గొల్లలమామిడాడ, రమణక్కపేట, దుగ్గపాగరం, చిత్తపూరు, ఉనికిలి, బ్రాహ్మణతర్ల, గోవిన్నపాలెం, బద్దివడగ, అవాక్‌పూర్, వంచేడు, చేబ్రోలు, పానుగోటివారిపాలెం, నారాయణపురం, శ్రీ ప్రొఫెసర్ రంగా జిల్లాపరిషత్ హైస్కూలు కారుమంచి, అమీనాబాద్, మాధవధార, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, వానపాముల, చింతల వర్రు.

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 8:—

టాటాస్టీల్ ఆర్డినరీ—	రు. 146 25
ఇండియన్ ఐరన్—	రు. 24.48
బంగారం (పాల్స)	రు. 123.10
వెండి పాల్స)—	రు. 209.10
లిన్సీడ్ (మే)	రు. 34.12
ప్రత్తి విత్తనాలు (మే)	రు. 89.25
ప్రత్తి జరిల్లా (ఏప్రిల్)	559.50
వేరుసెనగ (మే)	217.50
ఆముదాలు (మే)	170.50

ముఖ్య గమనిక

యు. డి. బ్రాంచి పోస్టుమాష్టర్లు, ఆయుర్వేద వైద్యులు, కస్తూరి వగైరా విక్రయించు వర్తకులకు ప్రతి ఒక్కరు యీ క్రింది నుదహరించిన బహుమతులు పొందుటకు అర్హులు. మంచి జీతంమీదగాని, కమీషన్‌మీద గాని ఎస్. ఎస్. ఎల్. సి. ఫెయిల్డు అభ్యర్థులుకావలెను.
1. కాశ్మీరు శాలువ.
2. పెట్రోమాక్సు లైటు.
3. హెరుక్యులస్ బైసికిల్.
4. వెండి శ్రీకృష్ణ విగ్రహము (100 తు.)
పిరశనా రాయల్ పంజాబ్ మన్కుడిపో.
కొత్తపేట, తెనాలి. (ఏ. పి.)

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా సిల్కు, కాటన్ జంపకానాలకు దుప్పట్లకు కమీషన్ ఏజంట్లు కావలెను. వివరములకు శ్రీ కరుణామూర్తి ఇండస్ట్రీయల్సు, భవాని పోస్టు, (తమిళనాడు).

వేలం మరియు/టెండరు నోటీసు

1961—62 వ సం. పుంగనూరు పంచాయతీ యొక్క ఈ క్రింద కనిన మార్కెట్లు వగైరాలలో రుసుము వసూలు చేయుట 11—2—61 వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గం. పుంగనూరు పంచాయతీ ఆఫీసులో బహిరంగ వేలము వేయబడును. వేలము పాడగోరు వారు నిర్ణయించియుండు డిపాజిట్టులుముందుగా చెల్లించి వేలం పాడవచ్చును.
1. ఎద్దుల వారపు సంత
డిపాజిట్టు రూ. 200—
2. దిన కూరగాయల మార్కెట్టు
డిపాజిట్టు రు. 100 —
3. పశువధశాలలో రుసుము వసూలుచేయుట
డిపాజిట్టు రు. 50 —
4. బస్సు స్టాండులో బస్సులపై బస్సుస్టాండు ఫీజు వసూలు చేయుట.
డిపాజిట్టు రు. 100 —
5. దళాలి సుంకము వసూలుచేయు హక్కు
డిపాజిట్టు రూ. 50 —
6. ఎద్దుల వారపు సంతలో పేడ వగైరా తీసుకొను హక్కు.
డిపాజిట్టు రు. 50 —
2 1961—62 సం. నకు పంచాయతీ స్టేషనరీ,లైటింగు,పబ్లిక్‌హెల్త్ సామానులు సప్లయి చేయుటకును, యెద్దులకు మేత సప్లయి చేయుటకును పీలువేయబడిన టెండర్లు పంచాయతీ కార్య నిర్వాహకాధికారికి 11—2—61 వ తేది సాయంత్రము 5 గం. లకు తీసుకొనబడి ఆదేరోజు 5—30 గం. లకు టెండరుదార్ల ఎదుట తెరువ బడును. టెండర్లు వేయుగోరువారు రూ. 100— డిపాజిట్టు చెల్లించి టెండర్లు దాఖలు చేయవచ్చును.
3 మైలుడమ్ములు 25 గ్యా. గ్యాల్వనైజుడు షీటుతో 3/4 "తో (చేతితో తిండ్రబడు బండ్లకు) కావలసినవి. డమ్ములు 4.
డిపాజిట్టు రూ. 50 —
4 1. రాతిమసీదు వీధిలోని తారురోడ్డుకు ప్యాచ్ వర్కు చేయుట.
డిపాజిట్టు రూ.25—
ఎస్టిమేటు రూ. 500 —
2. బజారువీధి తారురోడ్డుకు ప్యాచ్ వర్కు చేయుట. డిపాజిట్టు రు. 20 —
ఎస్టిమేటు రూ. 400 —
ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.
పుంగనూరు, ఓ. నాగరాజరావు
తేది: 3—2—1961 కార్యనిర్వాహకాధికారి
పుంగనూరు పంచాయతీ.

ప్రకటన

నెల్లూరు జిల్లా దర్శి తలూకా కురుచేడు గ్రామము గార్లపాటి రామసుబ్బయ్య కుమారుడు పేరయ్య ఇందుమూలకముగా యావన్మందికి తెలియ చేయునది ఏమనగా నాతాలూకు ఆస్తి యీపత్సూన్నా నాయొక్క స్వార్జితపు ఆస్తి అయి వున్నది. అట్టి ఆస్తి యందు నా కుమారులు ఎవరికీ నేను యిచ్చిన తప్ప యెట్టి హక్కున్నూ లేదు. నా రెండవ కుమారుడగు గార్లపాటి చిన అనంతరామయ్య కొంతమందమతిగాను, మనస్సు స్థిరములేకను యుండి యిప్పటికి రెండు సంవత్సరములుగా నాతోగాని, నా యితర కుమారులతోగాని గృహకృత్యములలో ఏకీభవించకుండ ఇష్టము వచ్చినట్లు తిరుగు చున్నాడు. నేను నా యితర కుమారులు చేయునట్టి వ్యాపారములతోగాని నా ఆస్తితో గాని గృహకృత్యములతోగాని, చిన అనంతరామయ్యకు ఎట్టి సంబంధములేదు. అయ్యే వ్యాపారములకు గాని, గృహకృత్యములకు గాని చిన అనంతరామయ్య యవరి తావునగాని, యెట్టి ద్రవ్యము తేవలసిన అవసరమున్నూ లేదు. గార్లపాటి చిన అనంతరామయ్యకు యెవరు గాని యెట్టి ద్రవ్యం ఇచ్చినగాని,ఇతరవిధముగాగాని, అతనివల్ల ప్రాంసరీ నోట్లు వగైరాలు యేమైనా దస్తావేజులు వ్రాయించుకున్నను, ఇదివరలో వ్రాయించుకున్నట్లు కల్పించినగా అట్టివి యేవియు, నన్ను గాని, నా యితర కుమారులను గాని నాతాలూకు స్వార్జితపు ఆస్తిని గాని బద్ధపరచదు.
గార్లపాటి పేరయ్యవ్రాలు. 9—2—61

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ

మధురలో విద్యాశాఖాధికారిచే కార్యక్రమం ప్రారంభం

మధుర, ఫిబ్రవరి 9:—

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పథకానికి మద్రాసు విద్యాశాఖ డైరెక్టరు శ్రీ యస్. డి. సుందర వడివేల్ నిన్న ప్రారంభోత్సవం జరిపారు.

పరిసరాలలో ఉండే అవరోధాలవల్ల పాటాలు చదవని విద్యార్థులకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. మునిసిపల్ హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యనభ్యసించే దాదాపు నాలుగువేలమందికి ప్రస్తుతం ఈ పథకం ఉపయోగ పడుతుందను కుంటున్నారు. ఈ పథకాన్ని భారతీయత్తున రాష్ట్రంలో ప్రవేశ పెట్టడం మధురలోనే మొదలనీ, వందలాది విద్యార్థులు తప్పడం తెలివితేటలు లేక కాదనీ, అవసరమైన వాతావరణము, ఆచారం వారి ఇళ్ళలో లేకపోవడమే ననీ శ్రీ సుందర వడివేల్ వివరించారు.

అస్సాం, కలకత్తా, మైసూర్, ఒరిస్సా హైకోర్టుల సెలవులు

ప్రెసిడెంట్ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 —

అస్సాం, కలకత్తా, ఒరిస్సా, మైసూర్ హైకోర్టుల సెలవు దినాలను నిర్ణయిస్తూ ప్రెసిడెంటు ఉత్తర్వు జారీచేసినట్లు తెలుస్తున్నది.

హైకోర్టు న్యాయమూర్తుల (ఉద్యోగనిబంధనల) చట్టం 23 సెక్షన్ క్రింద జారీచేయబడిన ఈ ఉత్తర్వులను అనుసరించి ఈ నాలుగు హైకోర్టులు పనిచేసే రోజులు సంవత్సరానికి 200నుంచి 210కి పెరుగుతవి.

దేశంలోని ఇతర హైకోర్టులవలెనే ఇచ్చిన వీరు పనిరోజులను 210కి పెంచమని ఈ హైకోర్టులను కేంద్ర ప్రభుత్వం వత్తిడి చేయక పోవడంవల్ల ప్రెసిడెంటు ఈ ఉత్తర్వులు జారీ చేయవలసి వచ్చింది.

ఈ ఉత్తర్వులు ననుసరించి ఆయా హైకోర్టుల సెలవు దినాలు 1961లో క్రింది విధముగా వుంటాయి.

అస్సాం హైకోర్టు సెలవులు సెప్టెంబరు 28నుంచి నవంబరు 8వరకు (42 రోజులు).

కలకత్తా హైకోర్టు సెలవులు:మార్చి 31 నుంచి ఏప్రిల్ 3వరకు, అక్టోబరు 9నుంచి నవంబరు 17వరకు డిసెంబరు 25నుంచి డిసెంబరు 31వరకు.

మైసూర్ హైకోర్టు సెలవులు: ఏప్రిల్ 17నుంచి మే 28వరకు, అక్టోబరు 12నుంచి అక్టోబరు 17వరకు, డిసెంబరు 25నుంచి 31వరకు.

ఒరిస్సా హైకోర్టు సెలవులుమే 14నుంచి జూన్ 18వరకు.

గాంధేయ ప్రణాళిక శ్రేష్ఠమైనది

ఆచార్య రంగా వివరణ

(మన విలేఖరి)

తెనాలి, ఫిబ్రవరి 5:—

అఖిల భారత స్వతంత్రపార్టీ అధ్యక్షులు ఆచార్య రంగా తమ మూడు రోజుల తాలూకా పర్యటనను ఒకటవ తేదీతో ముగించారు. రాష్ట్ర కార్యదర్శి తేళ్ళ కృష్ణమ్మ, జిల్లా అధ్యక్షులు జాగర్లమూడి చంద్రమౌళి, తాలూకా అధ్యక్షులు ఎడ్లపాటి వెంకట్రావు గారలు రంగాగారి వెంట పర్యటించారు.

14 గ్రామాలలో 3 బహిరంగసభలలోను, 11 కార్యకర్తల సమావేశాలలోను రంగాగారు మాట్లాడారు.

జంపని, కంచెర్లపాలెం, యడ్లపల్లి గ్రామాలలో జరిగిన బహిరంగసభలలో ఉపన్యసిస్తూ శ్రీ రంగాగారు గాంధి, నెహ్రూల ప్రణాళికా పద్ధతులను పోల్చి చెప్పారు. భారతదేశం గాంధేయ ప్రణాళికను అవలంబించినట్లయితే వ్యావసాయిక పారిశ్రామిక రంగాలలో ఇంతకంటె ఎక్కువ సమన్వయ పూర్వకమైన అభివృద్ధి ఉండేదన్నారు. ప్రభుత్వాన్ని ముందు చెరువులు, చిన్న పారుదల సౌకర్యాలు, చిన్నతరగతి ఎరువు కర్మాగారాలు పట్ల శ్రద్ధ చూపాలని తాము సూచించగా దానిని ప్రపంచ ఆహారసంస్థ డైరెక్టరు జనరల్ బాయిడ్ ఆర్ కూడా బలపరచాడని, కాని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత గమనించిందని అన్నారు.

ఇంకా కంట్రోళ్ళు మొదలగు సమస్యలను గురించి వివరంగా ప్రసంగిస్తూ ప్రభుత్వ సోషలిస్టు ధోరణిని విమర్శించారు.

నూతక్కి పొలాలలో ఒక వ్యక్తి హత్య!

(ఆంధ్రప్రభ విలేఖరి)

మంగళగిరి, ఫిబ్రవరి 5:—

ఇక్కటకు 6 మైళ్ళ దూరంలోయున్న నూతక్కి గ్రామ పొలాలలో ఒక చెట్టునీడను పండుకొని యున్న భీమిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల హత్యచేయబడినట్లు తాడేపల్లి పోలీసు వారికి వార్త వచ్చింది. వెంటనే సబ్‌యిన్‌స్పెక్టరు శ్రీ జార్జి వెళ్ళి శవపంచాయితీ జరిపి పరీక్ష నిమిత్తం శవమును యిచ్చటకు పంపారు. జిల్లా అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ పద్మనాభన్, సర్కిల్ యిన్‌స్పెక్టరు గార్లు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రబ్యాంకు లిమిటెడ్

మచిలీపట్టణం, ఫిబ్రవరి 7:—

ఆంధ్రబ్యాంకు లిమిటెడ్‌కు 1960 సంవత్సరంలో సిబ్బందికి ఒకనెల బోనసు చెల్లించిన తర్వాత, (ఆడిట్‌కు లోబడి) రు 12,00,759 నికర లాభం వచ్చిందనీ, అయితే ఈ మొత్తంలో ఇంకా అవసర కేటాయింపులు చేయవలసి ఉన్నదనీ బ్యాంకు కేంద్ర కార్యాలయం ప్రకటిస్తున్నది.

సిక్కిం మహారాజా ఈ నెల 7 వ తేదీని హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో సికిందరాబాద్ రైలు స్టేషన్‌లో ఆయనకు ముఖ్యమంత్రి ప్రభృతులు స్వాగత మిచ్చినప్పటి చిత్రం

క్రీడాలోకం:

3 వికెట్ల నష్టానికి 257 పరుగులు

—: x :—

రెండవ రోజు ఆటలో లంచ్ సమయానికి ఇండియా స్కోర్

—: x :—

కంట్రాక్టర్‌కు దెబ్బతగిలి ఫీల్డ్‌నుంచి తప్పుకొన్న వైనం

(ఆంధ్రప్రభ ప్రతినిధి) న్యూఢిల్లీ ఫిబ్రవరి 9:—

పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న అయిదవ టెస్ట్ పోటీ రెండవ రోజున ఇండియా జట్టు నేడు లంచ్ వేళకు మరొక వికెట్ పోగొట్టుకొన్నది. లంచ్‌వేళకు ఇండియా జట్టు సాధించిన మొత్తం పరుగులు 3 వికెట్లకు 357.

నిన్న సాయంత్రానికి ఇండియా జట్టు 2 వికెట్ల నష్టంతో 164 పరుగులు సాధించిన విషయం పాఠకులకు విదితమే. మంజ్రేకర్ గాని, కంట్రాక్టర్‌గాని అవుటు కాలేదు. నేటి ఉదయం తిరిగి వారితోనే ఇండియా మొదటి ఇన్నింగ్సు ప్రారంభమయింది. వికెట్‌దగ్గర స్థలం అంతా మంచుతో తడిసి ఉండడంవల్ల మొదట్లో వారిద్దరు ఎంతో జాగ్రత్తగా, ఎట్టి తొందరపాటుకుగాని అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆట సాగించారు. బ్యాటింగు ప్రారంభమైన మొదటి అరగంటలో 10 పరుగులు మాత్రమే లభించాయి. కాని క్రమేణా సూర్యుడు పైకి ఎగబ్రాకి ఎండవేడిమి కొంత తీవ్రరూపం ధరించడంతో కంట్రాక్టర్ బ్రహ్మాండంగా విజృంభించి మహావేగంతో బ్యాటింగు సాగించాడు.

ఇతని ధాటికి తట్టుకొనలేక పాకిస్తాన్ కెప్టెన్ మాటిమాటికీ బవులర్లను మార్చడం ఈ సందర్భంలో ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి.

స్కోర్ 200 చేరుకొనేసరికి మంజ్రేకర్ అవుటయిపోయాడు. బవులర్ హసీబ్ ఆషాన్ విసిరిన బంతిని 'స్క్వేర్‌కట్' చేయడంలో చిన్న పొరపాటుచేసి, మతియాస్‌కు 'క్యాచ్' ఇవ్వడం ద్వారా అతడు అవుటయిపోయాడు.

ఇది జరిగిన కొద్దిసేపట్లో కంట్రాక్టర్‌కు హటాత్తుగా దెబ్బతగిలి వైద్య చికిత్స నిమిత్తం ఫీల్డు నుంచి అతడు బైటికి వెళ్ళిపోవలసి వచ్చింది. బవులర్ మహమూద్ హుస్సేన్ విసిరిన బంతితో బంపర్‌కొట్టి తిరిగి అదే ప్రయత్నంలో ఉండగా బంతి అతని నొసటికి తగిలి కంట్రాక్టర్ గాయపడ్డాడు. తర్వాత బోర్డే, ఉమ్రిగర్‌లు రంగంలో ప్రవేశించి మంచి ఉత్సాహంతో బ్యాటింగు ప్రారంభించారు. లంచ్ సమయానికి వారిరువురు బ్యాటింగు సాగిస్తూనే ఉన్నారు.

లంచ్‌స్కోర్ వివరాలు ఇవి : ఇండియా మొదటి ఇన్నింగ్సు : 3 వికెట్లకు 257 పరుగులు. జయసింహ 27, కంట్రాక్టర్ (రిటైర్డ్) 89 సుర్తి 64, మంజ్రేకర్ 18, ఉమ్రిగర్ (బ్యాటింగు) 25, బోర్డే (బ్యాటింగు) 15,ఎక్స్‌ట్రాస్ 19.

వికెట్ల పతనం : 1—43, 2—150, 3—201.

బవులింగు వివరాలు : మహమూద్ హుస్సేన్: 23—6—52—0, ఫజల్ మహమూద్ : 22—7—41—1, ఫరూక్ మహమ్మద్ : 21—0—73—1, హసీబ్ ఆషాన్ : 13—4—34—1, ఇంతెకాబ్ ఆలమ్ : 12—2 38—0.

అల్జీరియాపై బౌర్గిబాతో చర్చ

ఫిబ్రవరి 18 న సమావేశానికి డిగోల్ ప్రతిపాదన

పారిస్, ఫిబ్రవరి 9:—

అల్జీరియా పరిస్థితిని గురించి చర్చించే నిమిత్తం ఫిబ్రవరి 18 న టునీసియా ప్రెసిడెంట్ బవుర్గిబాతో సమావేశానికి ప్రెసిడెంట్ డిగోల్ నేడు ప్రతిపాదించారని తెలుస్తున్నది.

టునీసియన్ సమాచారశాఖామంత్రితో ప్రెసిడెంట్ డిగోల్ ఒక గంటసేపు సంభాషించిన సందర్భంలోనే ఈ ప్రతిపాదన చేసినట్లు విదితమౌతున్నది.

అల్జీరియాపై శాంతి రాయబారాల సందర్భంగా యిది ముఖ్యమైన చర్యగా భావించబడుతూవుంది.

ధాధామ్‌పై లావోస్ విప్లవకారుల ముట్టడి

ఉత్తర వియత్‌నామ్ న్యూస్ ఏజన్సీ ప్రకటన

హనోయ్, ఫిబ్రవరి 9:—

లావోషియన్ వామపక్ష బలాలు క్సీయాంగు ఖువాంగు రాష్ట్రంలోని బవునోవ్ ప్రభుత్వపు కడపటి స్థావరమైన ధాధామ్ పట్టణాన్ని చుట్టుముట్టుతున్నవని విప్లవకారుల రేడియో 'లావోస్ వాణి'ని పేర్కొంటూ ఉత్తర వియత్‌నామ్ న్యూస్ ఏజన్సీ నేడు ప్రకటించింది.

విప్లవకారులు పట్టణంపై జయప్రదంగా ముట్టడులు సాగిస్తున్నారనీ, ఉభయపక్షాల బలాలమధ్య పోరాటం కొనసాగుతున్నదనీ, విప్లవ బలాలు రెండు అమెరికన్ జెట్ శిక్షణ విమానాలను కూల్చివేసినవనీ ఈ రేడియో ప్రకటన తెలియ జేస్తున్నది.

ప్రభుత్వ బలాల నైతిక ధైర్యం సడలిపోతున్నదనీ, పెక్కుమంది సైనికులు వామపక్ష బలాలకువచ్చి చేరుతున్నారనీ కూడా ఈ ప్రకటన సూచిస్తున్నది.

ఉపమాడిలో చెడుగుడు పోటీలు

రేపల్లె ఆంధ్రరత్నజట్టు విజయం

(మన విలేఖరి)

రేపల్లె, ఫిబ్రవరి 9:—

ఉపమాడి యువజనసంఘంవారు ఇక్కడ చెడుగుడు పోటీలు నిర్వహించారు. 14 టీములు పాల్గొన్నాయి. రేపల్లె ఆంధ్రరత్న టీమువారు ప్రథమ బహుమతినీ,బేతపూడి చౌదరి టీమువారు ద్వితీయ బహుమతిని పొందారు. బహుమతి ప్రదాన సభకు శ్రీ ఎ. దశరథరామయ్య అధ్యక్షత వహించారు. శ్రీయుతులు యం. ప్రసాదరావు, టి. సుబ్బారావు, డి. గోపాలరావుగార్లు ప్రసంగించారు. యువజన సంఘంవారు చేస్తున్న కృషిని శ్రీ బి. హెచ్. వెంకటేశ్వరరావు ప్రశంసించారు. డిప్యూటీ పంచాయతీ ఆఫీసరు శ్రీ కె. నందికేశ్వరరావు రజితపాత్రలు బహుమతులు పంచారు.

ఉత్తర రొడీషియాలో జాతి విద్వేషం

హెచ్చుగావున్నట్లు బ్రిటిష్‌మంత్రి ప్రకటన

లండన్, ఫిబ్రవరి 9:—

ఉత్తర రొడీషియాలో శ్వేతజాతివారికి, ఆఫ్రికనులకు మధ్య ద్వేష మనస్తాపాలు ఎక్కువగా వ్యాపించి వున్నవని కామన్‌వెల్త్ రిలేషన్స్ శాఖా మంత్రి శ్రీ డంకన్ శాండీస్ నేడు దక్షిణాఫ్రికా షియాలోని శాలిస్‌బరీ నుంచి తిరిగిరాగానే లండన్ విమానాశ్రయంలో పేర్కొన్నారు.

రొడీషియా, న్యాసాల్యాండ్ల ఫెడరేషన్ ప్రధాని సర్ రాయ్ వెలెన్‌స్కీ ఉత్తర రొడీషియా సమస్యపై తన సందేహానుమానాలను వెలిబుచ్చారా అని ప్రశ్నించగా "ఆయన తన అభిప్రాయాలను బహిరంగంగానే వెలిబుచ్చారు. నాతో అంతరంగికంగా మరేవిధంగా ఏమీ చెప్పలేదు" అని శ్రీ శాండీస్ అన్నారు.

అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించేతీరు

బొంబాయి, ఫిబ్రవరి 7:—

శాసనసభలో సభ్యుడు ప్రశ్నించేతీరు ఎలా ఉండాలి? ఫలానా విధంగా ఉండాలని మహారాష్ట్ర శాసనసభలో స్పీకర్ శ్రీ ఎస్. ఎల్. శీలం నేడు ఒక ప్రతిపక్ష సభ్యునికి తెలియజెప్పారు. "మీరు నరాసరి మంత్రిగారినే ప్రశ్నించకూడదు. మీరు స్పీకర్‌ను సంబోధించాలి. "గౌరవ సభాధ్యక్షా మంత్రివర్యులు ఫలానా సంఖ్యలను లేదా ఫలానా పత్రాలను సభవారికి సమర్పించగలరా?" అని ప్రశ్నించాలి." అని శ్రీ శీలం తాను ఉచ్చరించి చూపారు. సభాసదులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. ఆతర్వాత అసభ్యుడు తూచా తప్పకుండా స్పీకర్‌గారినే అనుకరించబోయి, అంతలోనే మరచిపోయి ముక్కుసూటిగా మంత్రిగారినే ప్రశ్నించే సరికి సభవారు మరింత బిగ్గరగా పకపకనవ్వేశారు.

"రష్యా సహాయం నిస్వార్థమైనది"

కెప్టెన్ కాంగ్‌లీ ప్రశంస

హనోయ్, ఫిబ్రవరి 8:—

సోవియెట్ యూనియన్, తదితర సోషలిస్టు దేశాలు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలనూ అపేక్షించకుండా, తమకు సహాయంచేస్తున్నవని లావోస్‌లో ప్రిన్సు బవునోవ్ సేనలతో పోరాడుతున్న కెప్టెన్ కాంగ్‌లీ ప్రకటించారు. ఇటీవలనే కెప్టెన్ కాంగ్‌లీ లావోస్ జాతీయసైనికసంఘానికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

ఉత్తర వియత్‌నామ్ వార్తాసంస్థ విలేఖరి కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రసంగిస్తూ, లావోస్‌లో అంతర్యుద్ధానికి సోవియెట్ యూనియన్ అందజేస్తున్న సహాయమే కారణమని పాశ్చాత్య దేశాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సోవియెట్ సహాయాన్ని లావోస్ చట్టబద్ధప్రభుత్వం అధికారరీత్యా కోరిందని, ఆసమయంలో జనరల్ నోసవాన్ దళాలకు అమెరికా బాహాటంగా సైనిక సహాయంచేసిందని కెప్టెన్ కాంగ్‌లీ ఆరోపించారు.

పాథెట్‌లావో దళాలతో తనసేనలు సన్నిహిత సంబంధాలు గలిగి ఉన్నందున అంతిమవిజయం తప్పదని కెప్టెన్ కాంగ్‌లీ స్పష్టంచేశారు.

కెన్నెడీ సూచనపై పాథెట్‌లావో నాయకుని నిశితవిమర్శ

(ఆంధ్రప్రభ విలేఖరి)

టోకియో, ఫిబ్రవరి 8:—

లావోస్ సమస్య పరిష్కారానికి ప్రెసిడెంట్ కెన్నెడీ ఇటీవలం చేసిన సూచనను పాథెట్‌లావో నాయకుడు సౌఫానోవాంగు నిశితంగా విమర్శించినట్లు నవచైనా వార్తాసంస్థ ప్రకటించింది. లావోస్ సమస్యను రాజకీయపద్ధతుల ద్వారానే పరిష్కరించాలని కెన్నెడీ చేసిన సూచన అమెరికా దురాక్రమణను, జోక్యాన్ని కప్పిపుచ్చడానికి ఉద్దేశించబడినది మాత్రమే నని ఆయన ఆరోపించినట్లు ఈ వార్తాసంస్థ పేర్కొన్నది.

లావోస్ సమస్యను పరిష్కరించడంపట్ల ప్రెసిడెంట్ కెన్నెడీకి ఆసక్తి ఉన్నపక్షంలో, అమెరికన్ సైన్యాధికారులను ఉపసంహరించుకుని, ఆయుధాల సరఫరా నిలిపివేసి ఉండవలసిందని , సౌఫానోవాంగు నవచైనా వార్తాసంస్థ విలేఖరి కిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.

లావోస్ సమస్యను సమితికి నివేదించడానికి ప్రిన్సు బవునోవ్ ప్రభుత్వం ప్రయత్నించడం లావోస్‌ను మరొక కాంగోగా మార్చడానికి ఉద్దేశించబడిందని విమర్శించారు.

లావోస్‌తో అతి కీలకప్రాంతమయిన జార్స్ మైదానం తమ అధీనం క్రిందకు రావడంతో అమెరికా, థాయిలెండ్ దురాక్రమణ శక్తుల పరాజయం తప్పదని పాథెట్‌లావో నాయకుడు స్పష్టం చేశారు.

చీమకుర్తి, టంగుటూరులలో స్ఫోటకం

ఒంగోలు, ఫిబ్రవరి 6:—

ఒంగోలు తాలూకా చీమకుర్తి, టంగుటూరు గ్రామాలలో జనవరి నెలలో స్ఫోటక వ్యాధి 43 మందికి సోకినట్లు, చీమకుర్తిలో ఒకరు మరణించినట్లు తెలియుచున్నది.

సుమారు 6,000 మందికి టీకాలు వేయబడినవి. ఇప్పుడు యీవ్యాధి తలూకా ఆరోగ్యశాఖవారి కృషిఫలితంగా అరికట్టబడినట్లు తెలియుచున్నది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశం

28 కొత్త బిల్లులు ప్రవేశపెట్టే సూచన

ఢిల్లీ,ఫిబ్రవరి 9 :—

ఫిబ్రవరి 14న ప్రారంభంకానున్నపార్లమెంట్ బడ్జెట్‌సమావేశంలో 28 కొత్తబిల్లులు ప్రవేశపెడతారనుకుంటున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో చెరుకుసెస్‌ఖాయపరుస్తూ రాష్ట్రపతి ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సు, బ్యాంకింగ్ కంపెనీల సవరణ ఆర్డినెన్సు, ఈరెండు ఆర్డినెన్సులస్థానే రెండు బిల్లులను ప్రవేశపెడతారు.

కేంద్రప్రభుత్వోద్యోగుల సమ్మెలను నిషేధిస్తూ, సలహాయంత్రాంగాన్ని ఏర్పాటు చేసే కేంద్రప్రభుత్వోద్యోగుల సంబంధాలు నిర్ణయించే బిల్లు, లాకమిషన్ సిఫార్సులను అమలులో పెట్టడానికి ఉద్దేశించిన ఆదాయపుపన్ను సవరణబిల్లు, రైల్వే కన్‌వెన్షన్ కమిటీ సిఫార్సుల ప్రకారం, రైల్వే ఛార్జీలతో, ప్యాసింజరు ఛార్జీలు కలిపివేయడానికి ఉద్దేశించినబిల్లు,ఇవి మిగతా బిల్లులలో ముఖ్యమైనవి.

రాష్ట్రపతి ప్రసంగం, రైల్వేబడ్జెట్,జనరల్ బడ్జెట్ వీటిని రాజ్యసభలో ముందుగా చర్చిస్తారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ రాజ్యసభలో ఫిబ్రవరి 16,17 తేదీలలో జరుగుతుంది. లోక్‌సభలో దీనిపై చర్చ మూడు రోజులు జరుగుతుంది. చర్చ ఫిబ్రవరి 20న ప్రారంభమవుతుంది.

రైల్వే బడ్జెట్ ఫిబ్రవరి 15న, జనరల్ బడ్జెట్ ఫిబ్రవరి 28న ప్రవేశ పెడతారు.

దక్షిణాఫ్రికాలో అరెస్టయిన స్వీడిష్ రచయిత్రి విడుదల

స్టాక్‌హోం, ఫిబ్రవరి 8:—

ఇటీవల దక్షిణాఫ్రికన్ అధికారులచే అరెస్టు చెయ్యబడిన స్వీడిష్ రచయిత్రి సారాలిండ్‌మన్ జామీన్‌మీద విడుదలై స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతి పొందినట్లు స్వీడిష్ విదేశాంగమంత్రిత్వశాఖ నేడు ప్రకటించింది.

మిస్ లిండ్‌మన్ వయసు 37 సంవత్సరాలు. స్వీడన్‌లోని ప్రముఖ రచయిత్రులలో ఆమె ఒకరు. జాతివిచక్షణకు ఆమె వ్యతిరేకి.

ఆమె గత వేసవిలో జాలాభావ నేర్చుకోడానికి, జాతిసమస్యల పరిశీలనకు దక్షిణాఫ్రికాకు వెళ్ళారు.

గుప్తామంత్రివర్గం రాజీనామాచేయాలి

ప్రతిపక్షనాయకుల ప్రసంగాలు

లక్నో, ఫిబ్రవరి 8 :—

ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన గుప్తా మంత్రివర్గం రాజీనామా చేయాలని విధానసభలో నేడు ప్రతిపక్షాల నాయకులు అన్నారు. గత మంత్రివర్గంలో కనిపించిన ఆశ్రిత పక్షపాతాన్ని అవినీతిని ఈ మంత్రివర్గం అంతమొందించని పక్షములో అవిశ్వాస తీర్మానం తేగల నని సోషలిస్టుపార్టీ నాయకుడు బెదరించాడు.

గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగిస్తూండగా, వీరు ఈ ప్రసంగాలు చేశారు.

బస్సుప్రమాదంలో 17 మందికి గాయాలు

ఉదకమండలం, ఫిబ్రవరి 8:—

ఉదకమండలంనుంచి కుందాకు ప్రయాణిస్తున్న ఒక బస్సు నిన్న ప్రమాదానికి గురి అయిన సందర్భంగా 17మంది ప్రయాణీకులు గాయ పడ్డారు. డ్రైవరుతో సహా 9మందిని ఆస్పత్రికి చేర్చారు. మిగతావారికి స్వల్ప చికిత్సచేసి పంపి వేశారు.

విజయవాడ, ఫిబ్రవరి 7:—

డాక్టర్ కళా వెంకట సుబ్రహ్మణ్యంగారు విజయవాడలోని తమ నూతన గృహంలో ఇటీవల గృహప్రవేశ మహోత్సవం జరిపారు.

నిడదవోలులో ధాన్యం ధరలు

నిడదవోలు, ఫిబ్రవరి 9:—

నిడదవోలులో నిన్న ధాన్యం ధరలు యిలా ఉన్నాయి :

క్రొత్త అక్కుళ్ళ ధాన్యం (166 సే.)	రు. 24—50
,, సన్న కృష్ణకాటుకలు	25—75
,, బంగారు తీగలు	30—00
,, బసంగి	24—00
కొత్త బియ్యం అక్కుళ్ళ	41—25
కృష్ణకాటుకలు	43—00
ఉలవలు పుట్టి	315—00
కందులు ,,	275—00
ధనియాలు తెల్లవి ,,	265—00
పచ్చ జొన్నలు	254—00
చింతపండు మణుగు	6—00
బెల్లం 3 మళ్ల బుట్ట	12—50

విపణి వీధి

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 9:—
74 కి. గ్రాములు

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—50
డి. బి. సన్నాల ,,	25—50
3 వ.ణుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
వర్ల పెసలు నీలాలు	47—00
మినుములు	52—50
మినుములు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్న మణుగుల బస్తా	47—0

విజయవాడ బులియన్ మార్కెట్

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—00
సావరిన్	95—00
వెండి 100 తు.	242—00
వెండి 1 తు.	2—44

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 9:—

వేరుశనగపప్పు (80 కి. జి.ఎస్. బస్తా)	
కొరమాండల్	75—75.50
పేనట్సు	73.50—74
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	445.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్లీన్ ఎం. ఎ.	46.75
రాజా ఆరోన్	45.50
వేరుశనగకేకు	26.50

మద్రాసు బులియన్ మార్కెట్

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాములు	94.50
ఎస్.ఎం.బంగారంరెడీ 10 గ్రాములు	123.95
మూసాబంగారంరెడీ 10 గ్రాములు	121.30
బార్‌సిల్వర్ రెడీ (కి. జి.)	211.95
చిల్లర 10 గ్రాములు	2.20

లిటిల్స్ ఓరియంటల్ బామ్

దెబ్బయి ఆయిదు సంవత్సరాలకు పైగా, నమస్తమైన జలుబులను, పోటులను, నొప్పులను నివారించుటలో నమ్మకమైన మందు.

లిటిల్స్ ఓరియంటల్ బాం అండు ఫార్మస్యూటికల్సు లిమిటెడ్, ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు 2.

టినోపాల్

పిల్లతో స్నేహము చేయండి

ఆమెను మీరు ప్రతి చోట చూడగలరు—నూలు మరియు రేయాన్‌లను తెల్లగా చేసే టినోపాల్ బి వి ఎస్ క్రొత్త, ఆకర్షణీయమైన, ప్రత్యేక తగరిగిన కార్డము మీద.

ఆమెను మీరు పూర్తిగా నమ్మగలరు-ఎందుకంటె, మీరు కల్తీ సరకు కొనకుండా రక్షణయిచ్చుటకు గెయిగి ట్రేడు మార్కు రిజిస్టరుచేయబడినది.

ఆమెను మీరు రూఢి చేసుకోగలరు—ఎందుకంటె 25 గ్రాముల టినోపాల్ పక్టే పారదర్శకమైన ప్లాస్టిక్ కంటెయినరు నొడవినోదకమైన పీటము కలిగియున్నది.



టినోపాల్ బివిఎన్

తెల్ల దుస్తులను అన్నిటికన్న తెల్లగా చేయును

టినోపాల్ జె. ఆర్. గెయిగి, ఎస్. ఎ. బస్లె. స్విట్జర్లెండ్ వారి రిజిష్టరుచేయబడిన ట్రేడ్ మార్కు

తయారుచేయువారు : సుహృద్ గెయిగి ప్రైవేట్ లిమిటెడ్, వాడి వాడి బరోడా

ఏకైక డిస్ట్రిబ్యూటర్లు : సుహృద్ గెయిగి ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పి. ఒ. బాక్సు 965, బొంబాయి

TEL. SISTA'S-SG-126

స్టాకిస్టులు : పాండురంగ కలర్ కంపెనీ. పులిపాటివారివీధి. విజయవాడ-1.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

ANDHRA PRABHA, VIJAYAWADA.

సంపుటి: 26 సంచిక: 40 ★ విజయవాడ 11-2-1961 శనివారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార నియుక్తులు ఏజంట్లు గల ప్రదేశాలలో రు. న.		పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

808455

దేహదానం

అహమ్మదాబాద్, ఫిబ్రవరి 10:—
గుజరాత్ ముఖ్యమంత్రి డాక్టర్ జీవరాజ్ మెహతా తన మరణానంతరం తన భౌతికకాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం ఒక ఆసుపత్రికి విరాళం ఇవ్వవలసినదిగా తన కుటుంబంవారిని కోరారు. ఈవిషయాన్ని నిన్నటిదినం ఇక్కడ స్థానిక సివిల్ ఆసుపత్రి శతాబ్ద్యుత్సవాల సందర్భంలో ఆయనే వెల్లడించారు. వైద్య విద్యార్థులకు శవపరీక్షాపాఠాలు బోధించవలసివచ్చిన సందర్భాలలో గాని, లేదా ఇతర వైద్య పరిశోధనాలకు గాని తరుచు మన ఆసుపత్రులకు మృత కళేబరాలు లభించడం కష్టం అవుతుండడంవల్లనే తన కుటుంబానికి తాను ఈసూచన చేసినట్లు ఆయన వివరించారు.

ఇద్దరు అనుచరులతోసహా ఖైదునుంచి శ్రీ లుముంబా పలాయనం

వారిని పట్టుకొనడానికి విమానాలు గాలిస్తున్నట్లు కాటంగా ఇంటీరియర్ మంత్రి ప్రకటన

—: x :—

పలాయితులను పట్టుకొనటంలో సాయపడే వారికి పెద్ద మొత్తాలు బహుమతు లివ్వడానికి కాటంగా ప్రభుత్వం నిర్ణయం

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 10:—
కాటంగా అధికారుల నిర్బంధంనుంచి కాంగో తొలిప్రధాని పాట్రిస్ లుముంబా తన ఇద్దరు సహచరులతో కలిసి తప్పించుకొని పారిపోయినట్లు నేడిక్కడ అధికారరీత్యా ప్రకటించారు.

శ్రీ లుముంబా వెంటవున్న సహచరులు యిద్దరు వీరు: శ్రీ మారిస్ ఎమ్‌పోలో, శ్రీ జోసెఫ్ ఒకీటో.

లుముంబా మంత్రివర్గంలో శ్రీ ఎమ్‌పోలో యువజనశాఖమంత్రిగా పనిచేశారు. సెనేట్ ఉపాధ్యక్షుడుగా శ్రీ ఒకీటో పనిచేశారు.

ఈ ముగ్గురూ, ఇద్దరు కాపలాదారులను కొట్టి, గాయపరచి, కట్టివేసి అర్ధరాత్రివేళ (స్థానిక కాలం) తప్పించుకు పారిపోయారు. వీరిని నిర్బంధంలోనుంచిన వ్యవసాయకేంద్రం వెలుపల వీరి కోసం ఒక కారు వేచివుంది. అందులో ఎక్కి పారి పోయారు.

ఈ వ్యవసాయకేంద్రం పోర్చుగీసు అంగోలాతో వున్న సరిహద్దుకు 60 మైళ్ల దూరాన వున్నది. వీరు పారిపోయిన అనంతరం వ్యవసాయకేంద్రంలోని రెండు తుపాకులు మాయమైనట్లు కనిపెట్టారు.

థిస్‌విల్లీ సమీపానగల థిస్‌విల్లీ ఖైదునుంచి ఈ జనవరి 17 వ కాటంగాకు విమానంలో తెచ్చారు.

పోలీసు కార్లలో ఒకటి కనుపించడంలేదనీ, లుముంబాప్రభృతులు దానిని తీసుకు పోయారనుకుంటున్నారనీ ఈ ప్రకటన తెలియజేస్తున్నది.

వంద కిలో మీటర్ల దూరం (సుమారు 60 మైళ్లు) మాత్రమే ప్రయాణం చేయడానికి సరిపోయే పెట్రోలు ఈ కారులో వున్నది. రెండు తుపాకులు గూడా కనుపించడం లేదు. తమ జాడ తెలిసిపోతే వారు వీటిని ప్రయోగిస్తారు. వ్యవసాయ క్షేత్రం సమీపాన గాలింపు జరుగుతున్నది.

ముగ్గురు ఖైదీలకోసం విమానాలలో గాలింపు జరుగుతున్నదని కాటంగా ఆంతరంగిక వ్యవహారాల మంత్రి గాడ్—ఫ్రాయిడ్ మునంగో ఈ ఉదయం గ్రీన్విచ్ కాలమానం ప్రకారం పదిగంటలకు (భారతీయ కాల విమానం ప్రకారం తెల్లవారు జామున మూడున్నరకు) ప్రకటించారు.

శ్రీ లుముంబాను పట్టుకునేటందుకు ఎవరైనా తోడ్పతే వారికి మూడులక్షల కాటంగా ఫ్రాంకులు (సుమారు 28 వేల రూపాయలు), ఎమ్‌పోలో, ఒకీటోలను పట్టుకొనడానికి తోడ్పడిన వారికి ఏభైయ్యేసి వేల ఫ్రాంకులు చొప్పున బహుమతిలివ్వాలని కాటంగా ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా ఈప్రకటన తెలియజేస్తున్నది. కాటంగా ప్రభుత్వఅత్యవసర సమావేశంలో ఈ విధంగా నిర్ణయించారు.

"బురద మనిషి"

ఖ్మాంగ్, దక్షిణమలయా, ఫిబ్రవరి 10 :—
నేడిక్కడ ఒక కీకారణ్యంలో ఇంతవరకు మానవునికి తెలియని ఒక 'బురద మనిషి' జాడలు కనుపించగా కొందరు ఆవిచిత్ర వ్యక్తికోసం వేటాడారు. 30 అంగుళాల పొడుగుగల అడుగుజాడలు అగుపించాయి. 'టార్జాన్' వలె అరిచిన అరుపు వినిపించి, పది అడుగుల ఎత్తున గల కొమ్మలను విరుచుకుంటూ 'బురద మనిషి' ఆరణ్యంలో దూసుకొనిపోయాడు.

వేటను చూడడానికి కొందరు ప్రజలు కూడా అడవిలోకి వెళ్ళడానికి యత్నించగా పోలీసు అపుచేశారు. 'బురద మనిషి' వేటగాండ్రకు దొరకలేదుకాని, అట్టి మనిషి ఉన్నట్టుగా నిశ్చయం చేసుకుని వారు అడవినుంచి బైటికి వచ్చారు. వేట బృందంలోని ఒకరు నిన్నసాయంత్రం కేకవేయగా, ఒక జంతువుకేక అడవిలో నుంచి మారుపలికినట్టు బృందానికి చెందిన ఒక వ్యక్తి చెప్పారు.

జనాభాలెక్కల సేకరణ

మార్చి ఒకటి సెలవుదినంగా ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—
జనాభా లెక్కల కార్యక్రమంలో పాల్గొనే ప్రభుత్వోద్యోగులు 1961 ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 29వరకు, మార్చి 2 నుంచి మార్చి 5 వరకు మధ్యాహ్నం ఒంటిగంటకు తమతమ కార్యాలయాలకు రావచ్చునని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మార్చి ఒకటవ తేదీ జనాభా లెక్కలను తనిఖీ చేసే దినంగా నిర్ణయించారు గనుక ఆరోజు సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది.

అనంతపురంజిల్లా తాడిపత్రితాలూకా కందిగోపుల గ్రామంలో గత ఆదివారం రెండు వర్గాలమధ్య జరిగిన కొట్లాటలో ఇరువురు మరణించారని ఇక్కడ పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చిన వార్తవల్ల తెలిసింది.



మంచుతుపానువలన ఇటీవల న్యూయార్కులో వీధులపై రాకపోకలకు ఆటంకం కలిగిన దృశ్యం

త్రివేండ్రం పోలీసుల వింత సమస్య

తిరువేండ్రం, ఫిబ్రవరి 10:—
తిరువేండ్రం నగరమధ్యలో వున్న వంద అడుగుల ఎత్తు కొబ్బరిచెట్టుపైన ఒకాయన ఎక్కి కూర్చుని, పోలీసులకు ఒక సమస్యగా తయారయాడు.

ఈయన దిగివచ్చేటట్లు చేయడానికి పోలీసులు చేసిన అన్నిప్రయత్నాలు నేటిరాత్రి పొద్దు దిగంటలవరకు ఏమీ ఫలించలేదు.

ఈయన కాషాయిబట్టలు ధరించి, రామనామం జపిస్తూ ఈ ఉదయంనుంచి ఆకొబ్బరి చెట్టు మీదనే వున్నాడు.

ఒక పోలీసును అక్కడ కాపలా వుంచారు.

ఖాన్‌సాహెబ్ హంతకునిపై ఉరిశిక్ష అమలు

భావల్పూర్, (పశ్చిమపాకిస్థాన్) ఫిబ్రవరి 10:—
పూర్వపు రిపబ్లికన్ పార్టీ నాయకుడైన డాక్టరు ఖాన్‌సాహెబ్ (80)ను 1958 మేలో హత్యచేసినందుకు ఆ...మహమ్మద్ (31) ను నేడిక్కడ ఉరితీశారు. ఆ మహమ్మద్ పూర్వం రివిన్యూ శాఖలో పనిచేస్తూ వుండేవాడు.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

సోవియెట్ ప్రెసిడెంట్ విమానంపై కాల్పులు

—: x :—

ఫ్రెంచి ఫైటర్ విమానాల అఘాయిత్యానికి మొరాకో అధికారుల విస్మయాశ్చర్యాలు

రాబట్, ఫిబ్రవరి, 10 :—
సోవియెట్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ బ్రెజ్నేవ్ ప్రయాణిస్తున్న విమానాన్ని మధ్యలో అటకాయించి ఫ్రెంచి వైమానికదళానికి చెందిన ఫైటర్ విమానాలు నిన్నటిదినం హెచ్చరిక సూచకంగా దానిపై కాల్పులు జరిపాయి.

మొరాకో ప్రభుత్వ ఆహ్వానంపై సోవియెట్ ప్రెసిడెంట్ శ్రీ బ్రెజ్నేవ్, ఆయన వెంట కొందరు సోవియెట్ మంత్రులు మొరాకో వైద్దేరి వస్తుండగా మధ్యధరా సముద్రప్రాంతంలో ఈ సంఘటన జరిగినది.

తమ అతిథులపట్ల ఫ్రెంచి మిలటరీ అధికారులు ఈవిధంగా, అమర్యాదకరంగా ప్రవర్తించిన ఉదంతాన్ని విని మొరాకో అధికారులు పరిపరి విధాల ఆశ్చర్యపోయారు.

మొరాకో సమాచారశాఖామంత్రి శ్రీ అలావోయ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఫ్రెంచి మిలటరీ అధికారులు జరిపిన ఈ అఘాయిత్యం లోగడ 1956 లో ఆల్జీరియన్ విప్లవకారుల ప్రతినిధి శ్రీ బెన్‌బెల్లా విమానాన్ని అటకాయించిన సంఘటనను గుర్తుకు తెస్తున్నదని అన్నారు.

విచక్షణా మర్యాదలను పాటించకుండా ఫ్రెంచి మిలటరీ అధికారులు ఇట్టి అఘాయిత్యానికి పాల్పడడం చాలా శోచనీయమైన విషయమని ఆయన ఖండించారు.

ఏక్షణంలోనైనా మొత్తం ప్రపంచం అంతటికీ చిచ్చుపెట్టేటట్టుగా తయారవుతున్న ఆల్జీరియా యుద్ధాన్ని "అందరి భద్రత దృష్ట్యా" త్వరలో తుడముట్టించాలని కూడా ఆయన అన్నారు.

ఈ సంఘటనను గూర్చి సోవియెట్ ప్రెసిడెంట్ శ్రీ బ్రెజ్నేవ్‌గాని, ఆయనవెంట వచ్చిన సోవియెట్ మంత్రులుగాని ఏవిషయం మాట్లాడడానికి నిరాకరించారు. అయితే సోవియెట్ అతిథులను మొరాకో గొనితేవడానికి వారివెంట విమానంలో ప్రయాణించిన మొరాకో రాయబారి ఈ సంఘటన విషయాన్ని బైటపెట్టాడు.

మధ్యధరాసముద్రతలంపై విమానం 8 వేల మీటర్ల ఎత్తులో ఎగురుతుండగా ఈ అఘాయిత్యం జరిగినట్లు ఆయన వెల్లడించాడు.

మొరాకో రాయబారి విమానంలో కెప్టెన్ గదికి దగ్గరలో కూర్చున్నాడు. ఆవతలివైపున అల్జీరియన్‌తీరం మసకమసకగా కన్పిస్తున్నది.

అల్జీరియాకు వస్తున్న విదేశ విమానం ఏదో అనుకొని ఫ్రెంచి ఫైటర్ విమానాలు ఈ కాల్పులు జరిపి ఉండవచ్చు. ఈ సంఘటనకు సంబంధించి ఫ్రెంచి మిలటరీ అధికారులనుంచి ఇంతవరకు ఎట్టి వివరాలుగాని అందలేదు.

ఫ్రాన్సుకు రష్యా ఆక్షేపణ

లండన్, ఫిబ్రవరి 10:—
ఒక ఫ్రెంచి ఫైటర్ విమానం సోవియెట్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ లియోనిడ్ బ్రెజినేవ్‌ను మొరాకోకు గొనిపోతున్న ఇల్యూషిన్ విమానాన్ని అడ్డుగా ఎగురుతూ రెండుసార్లు కాల్పులు జరిపినందుకు తీవ్రమైన ఆక్షేపణ సందచేసింది.

అల్జీర్స్‌కు ఉత్తరంగా 80 మైళ్ల దూరంలో మెడిటరేనియన్ సముద్రంపైన ఎగురుతూవుండగా సోవియెట్ విమానాన్ని ఫ్రెంచి ఫైటర్ విమానం అడ్డుకొని హెచ్చరికగా కాల్పులు జరిపిన మాట నిజమేనని అల్జీర్స్‌లోని ఫ్రెంచి ప్రతినిధులు ధ్రువపరచారు.

గినియా ప్రెసిడెంట్ సెకూటూరే ఆహ్వానంపై నాలుగు రోజులపాటు గినియాను సందర్శించడానికి ప్రెసిడెంట్ బ్రెజినేవ్, విదేశాంగమంత్రి శ్రీ జాకబ్‌మాలిక్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉపమంత్రి శ్రీ అలెగ్జాండర్ కుజ్నెత్సోవ్, విదేశ వాణిజ్యశాఖ ఉపమంత్రి ...తోను బయలుదేరి వెడుతున్న సందర్భంలో ఈ అటకాయింపు జరిగింది.

సోవియెట్ విదేశాంగమంత్రి శ్రీ గ్రొమికో

[మిగతా 6 వ పేజీలో]

లావోస్‌లో భీషణ యుద్ధ ప్రజ్వలన

—: x :—

ప్రధాన రంగాలలో ముమ్మరమైన పోరాటం... దేశమంతటా చెదురుగా తీవ్రసంఘర్షణలు

—: x :—

త్వరలోనే మిశ్రమ మంత్రివర్గం ఏర్పాటుపై చర్చ జరగగలదని బౌనోమ్ ప్రభుత్వం ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి) వియంటియేన్, ఫిబ్రవరి 10 :—
ప్రధాన యుద్ధరంగాలలో తీవ్ర సంచలనం, దేశం అంతట స్థానిక సంఘర్షణలు సంభవిస్తున్నట్లు వార్తలు రావడంతో లావోస్‌లో అంతర్యుద్ధం అతిక్లిష్టమైన ఘట్టంలోపడ్డదనే చెప్పవచ్చు.

అనిశ్చితపరిస్థితులలో యుద్ధవిరమణ చెయ్యడమా, లేక మరొక కొరియావలె దేశం చీలిపోవడ మొతప్ప మార్గాంతరం కనిపించదని ఒక విదేశ దౌత్య ప్రతినిధి సూచించారు.

జనరల్ ఫుమీనోసవాన్ బలాలకు, కెప్టెన్ వైదానంలోని పోక్‌నోక్ హేన్‌కు 10 కిలో మీటర్ల దూరంలోని ఫౌసాంగ్ స్థావరాన్ని ఆక్రమించుకొన్నవని, శామ్‌నువారాష్ట్రంలో కమ్యూనిస్టు చర్యలను సాగిస్తున్నవనీ, లావోస్ విదేశాంగ మంత్రి శ్రీ స్వరవాంగ్ నోరసింగ్ అన్నారు.

కాంగ్‌లీ, పాథెట్‌లావో బలాలకు మధ్య జార్స్ మైదానంలో ఫలితాన్ని ఆటో యిటో తేల్చివేయుగల యుద్ధం కొనసాగుతూవుంది.

వియంటియేన్ ప్రభుత్వం తన సైన్యంలో అధిక భాగాన్ని యుద్ధంలో ప్రవేశపెట్టింది. దీని పర్యవసానమే దేశంలో అధికారంకోసం సాగుతున్న సంఘర్షణ ఫలితాన్ని నిర్ణయిస్తుంది.

లువాంగ్ ప్రబాంగ్ చుట్టూ చెదురుగా పోరు జరుగుతున్నట్లు యిక్కడకు చేరిన వార్తలు తెలుపుతున్నాయి. వివిధ రంగాలలో ప్రభుత్వ బలాలపై పాథెట్‌లావో దళాలు చాటున పొంచివుండి గెరిల్లా చర్యలు సాగిస్తున్నాయి.

ప్రభుత్వ సైన్యం, పాథెట్‌లావో బలాలు కూడా సమితి ఆధ్వర్యంలోగాని, యితర అంతర్జాతీయ కృషిఫలితంగాగాని యుద్ధవిరమణ జరిగే లోపుగానే తమ పరిస్థితిని ప్రబలం చేసుకోవడానికి యావచ్ఛక్తినీ వినియోగిస్తున్నవని ఇక్కడి రాజకీయ వరాలవారు తలపోస్తున్నారు.

బౌనోమ్ మంత్రివర్గం సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హేమర్‌షెల్డ్‌తో సంభాషించి శ్రీ ఇంపాన్ పన్యా గొనివచ్చిన చేర్వేరు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు నిన్న యిక్కడ అధికార ప్రకటన వెలువడింది.

మితవాద బలాలు వియంటియేన్‌ను ఆక్రమించుకొని ఏడునెలలైనప్పటికీ లావోస్‌లో మొత్తం మీద పరిస్థితి క్లిష్టంగానే వుంది. సైనిక పరిష్కారం ఎంత ప్రమాదాస్పదమో, ప్రస్తుత పరిస్థితులలో శాంతియుత పరిష్కారం అంత కష్టసాధ్యంగా కనిపిస్తూ వుంది.

ఒక అభిజ్ఞ రాజకీయవర్గంవారు లావోస్‌లో అనిశ్చితమైన యుద్ధవిరమణ జరగడమో, లేక మరొక కొరియాగా దేశం చీలిపోవడమో తప్పితే మార్గాంతరం కనిపించదని సూచించారు.

త్వరలోనే మిశ్రమ ప్రభుత్వంపై చర్చలు

లావోస్ మితవాది ప్రభుత్వం, వామపక్షపు పాథెట్‌లావో ప్రతినిధులసహా కొత్త మిశ్రమ

[మిగతా 2 వ పేజీలో]

ప్రభుత్వబలాల తిరోగతి

హాంగ్‌కాంగ్, ఫిబ్రవరి 10:—
యుద్ధ తంత్రరీత్యా కీలక ప్రాధాన్యంగల జార్స్ మైదానాన్ని, క్షియాంగ్‌ఖ్వాంగ్‌ను ప్రతిఘటించుకొనడానికి ప్రభుత్వ బలాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, జార్ దాని, బన్బ్యా, ...ప్రాంతాలను కూడా వదిలివేసినవని హానోయ్ రేడియో నిన్న రాత్రి ప్రకటించింది.

రాయిషిమున్ ప్రభుత్వ బలాలు జార్స్

రంగూన్, ఫిబ్రవరి 10:—
బర్మా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సయారింగ్‌నైన్‌కు, నేడు ఉరిశిక్ష విధించబడింది. 1948లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ సంఘర్షణ ఉద్యమాన్ని ప్రారంభించి ఈయన అజ్ఞాతవాసంలోకి వెళాడు. కాని 1959లో ప్రభుత్వానికి పట్టుబడ్డాడు.

దేశమంతటా జనాభా లెక్కల సేకరణ

—: x :—

దాదాపు 10 లక్షల మందిచే శుక్రవారం ఉదయం ప్రారంభం

ఢిల్లీ, ఫిబ్రవరి 10:—
దాదాపు 10 లక్షలమంది నేటి ఉదయం భారతదేశమంతట జనాభాలెక్కల సేకరణకు ఉపక్రమించారు. వీరు దేశప్రజల ఆర్థిక వివరాలనేకాక, ప్రణాళికాకారులకు ఉపకరించగల సాంఘికాది సమాచారంకూడ సేకరించనున్నారు.

ఈ లెక్కల సేకరణ ఈ మాసాంతం వరకు కొనసాగుతుంది. మార్చి మొదటితేదీనుంచి 5 వ తేదీవరకు వీరు సేకరించిన లెక్కలను మరొకసారి సరిచూచుకొని ఆ మధ్యలో సంభవించిన జనన మరణాలను కూడ సేకరిస్తారు.

ఈ సందర్భంలోవీరు 8 కోట్లపైచిలుకుకుటుంబాల వద్దకు వెళ్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణలో ఆర్థిక విషయాలేకాక కుటుంబాన్ని యూనిట్‌గా గ్రహించి దానికి సంబంధించిన సర్వ విషయాలు నమోదుచేస్తారు. ఈ జనాభా లెక్కల సేకరణలోనే దేశంలో శాస్త్రజ్ఞులు, సాంకేతికులు ఎందరున్నారో కూడ లెక్కవేస్తారు. ఈ శాస్త్రజ్ఞులు, సాంకేతికులు తమకు సంబంధించిన వివరాలను తమకు సన్నియ్ చేయబడే ఒక కార్డు...రు.

ఢిల్లీలో

భారత రాజధానిలో నేటి ఉదయం జనాభా లెక్కల సేకరణోద్యోగులు ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రధాని శ్రీ నెహ్రూ, హోం మంత్రి శ్రీ పంత్‌లను కలిసికొని వారిని గురించిన వివరాలు జనాభా లెక్కలలో నమోదుచేశారు. వారికి, వారికుటుంబాలకు సంబంధించిన వివరాలను కూడ, ఉద్యోగులు ప్రశ్నించి తెలిసికొని వ్రాసికొన్నారు. కేంద్ర పాలిత ఢిల్లీ ప్రాంతం జనాభా లెక్కల సూపరింటెండెంట్ శ్రీ బలదేవ్ రాజ్ వీరిని కలిసికొని ప్రశ్నించారు. జనాభా లెక్కల చీఫ్ కమిషనర్ శ్రీ ఎ. కె. మిత్రా కూడ ఈ సందర్భంలో వెంట ఉన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నెహ్రూ తన మాతృభాష 'హిందీ — ఉరుదు' అని చెప్పారు. ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తమ మాతృభాష 'హిందీ — భోజ్‌పురి' అని చెప్పారు.

శ్రీ నెహ్రూ విద్యార్హతలు చెపుతూ "ఎం. ఎ., బార్—ఎట్. లా" అని చెప్పారు. వృత్తి: 'భారతదేశ ప్రధాన మంత్రి' అని చెప్పారు.

శ్రీ నెహ్రూ తాను ప్రకృతిశాస్త్రంలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆనర్సు పట్టభద్రుడనన్న విషయం చెప్పటం మరచిపోయారు. అందుచేత ఆయనకు శాస్త్రజ్ఞులు పూర్తిచేయవలసిన కార్డు ఇయ్యలేదు. జనాభా లెక్కల అధికారులు ఇప్పుడాకార్డును శ్రీ నెహ్రూకు పూర్తిచేసి పంపటం కోసం పంపుతున్నారు.

హైదరాబాదులో

ఆంధ్రరాజధానిలో గవర్నర్ శ్రీ భీమసేన్ సచార్ నేటి ఉదయం జనాభాలెక్కలలో ప్రప్రథమంగా నమోదుచేయబడ్డారు.

జనాభా లెక్కల సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఇతర ఉద్యోగులు నేటి ఉదయం రాజభవన్‌కు వెళ్లారు. నగరంలో జనాభాలెక్కలు సేకరించే ఒక ఉద్యోగి గవర్నర్‌ను, శ్రీమతి లలితా సచార్‌ను ప్రశ్నించి నమోదు చేసికొన్నారు.

గవర్నర్ సందేశం

గవర్నర్ శ్రీ భీమసేన్ సచార్ జనాభా లెక్కల సేకరణ సందర్భంగా ప్రజలకు ఒక సందేశమిస్తూ జనాభా లెక్కలసేకరణ ఈనాటి ప్రపంచంలో

(మిగతా 3వ పేజీలో)

ప్రాచీన కాలమునుండియు అమెరికా ఆది నివాసుల పొగాకును బ్రహ్మాండ శక్తియొక్క వరప్రసాదమని పూజించేవారు. పండుగ శుభసమయాలందు యజ్ఞహోమములందు పొగాకు వెదజల్లేవారు. అనావృష్టి కాలమునందు పొగాకు పొడిగాలిలో చల్లబడేది. సముద్రదేవులో దేవత లేకపోయినప్పుడు అది నివారణ పొగాకు తునకలను దానిలో అక్కడక్కడా చల్లేవారు.



పొగాకు గాధ...2



బాబూజీ

ఇటీవల మనం క్రికెట్ పోటీలను ఎక్కువగా తప్పుపంటేయే-అవునా?

కాల్గేట్ వాడి నోటినించి దుర్వాసన రాకుండా చేసుకోండి
రోజంతా దంతక్షయం రాకుండాకూడా కాపాడుకోండి!

ఎందుకంటె: ఒక్క సారి తోముకొంటెనె కాల్గేట్ డెంటల్ క్రీమ్ నోటిలో దుర్వాసన మరియు దంతక్షయము నకు కారణమైన సూక్ష్మ క్రిములను 85 % వరకు తొలగించును.

కాల్గేట్ 10 మందిలో 7 గురికి నోటి దుర్గంధము వెంటనే ఆపుతుందని మరియు తోమ గానే కాల్గేట్ పద్ధతిలో పళ్లు తోము కొనుట ద్వారా ఎక్కువ మందికి ఎక్కువ దంతక్షయము అరికట్టిందని దంత శాస్త్ర చరిత్రలో పూర్వము ఎన్నడూ తెలియ చేయనంతటి శాస్త్ర పరిశోధనల పలిత ముగా నిరూపించబడినది.



నోరు ఎక్కువ శుభ్రముగా, తాజాగా ఉండుటకు మరియు పళ్లు ఎక్కువ తెల్లగా ఉండుటకు ప్రపంచములో ఏ యితర పళ్లు తోముకొనే క్రీమ్ కన్న కాల్గేట్‌నే ఎక్కువ మంది వాడుతున్నారు
DCG.32QT-TEL

అంబికా జవ్వాజి బత్తి. ఎల్లప్పుడు క్వ్యాటిబుష్ సెంటు. మనోహరం సెంటు. దట్టివేరు అత్తరు వాడండి. అంబికా కెమికల్ ప్రొడక్ట్సు రిజిష్టర్డు ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

సంగ్రహ ప్రకటనలు

ఉచితము

జోస్యపురం పంచకావ్యములు తీసిన న్యూస్ ఏజంట్లు, బుక్‌స్టాల్సుకు వారి పేరుతో, 'ఏన్ బిల్ బోర్డు' ఉచితము. వివరములకు నేడే వ్రాయండి. జోసో, జోస్యపురం అంబాజీపేట పోస్టు (తూ. గో.)

కావలెను

నెలకు రు. 400 — మీదగాని కమీషన్ మీదగాని ఏజంట్లు కావలెను.
Ifa Products
Rafatganj, Aligarh.

టెండరు నోటీసు

పూళ్ళ పంచాయతి

పూళ్ళ పంచాయితీ, పశ్చిమ గోదావరి జిల్లా 1960—61 వ సం. రోడ్ల మరమ్మతులు మొదలగు పనులు చేయుటకు మొత్తం రూ. 9800—00 (అక్షరాలు తొమ్మిదివేల ఎనిమిది వందలు రూపాయలు మాత్రమే) మరియు, ఈ పంచాయితీకి రెండు చెత్తబండ్లు సప్లయి చేయుటకుగాను, ఈ పంచాయితీ ఎగ్జిక్యూటివు ఆఫీసరు వారిచే ది. 17—2—61 తేదీ సాయంకాలము 4 గంటల వర్కు సీల్డు టెండర్లు తీసుకొనబడును.

సదరు బండ్లు కొలతలు, డిపాజిట్లు వివరములు మిగిలిన షరతులు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

(సం.) టి. మల్లిఖార్జునరావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

వేలం నోటీసు

విజయనగరం మునిసిపాలిటి

1961—62 సం. నకు చెందిన మ్యునిసిపల్ కొన్నిలు లాలాకు, కమేలాలు, బస్సు, కార్ స్టాండులు, కొత్తపేట గొడు వీధి, దాసన్నపేట గుడి సివ్వగుళ్ళవద్ద చిల్లర దుకాణములపై రుసుము వసూలు చేసుకొనుటకు హక్కు, మహాత్మా పార్కులో సోడా వగైరాలు అమ్ముటకు హక్కున్నూ, జమ్మి నైటుసాయిలు డిపో పారబోసుకొను హక్కున్నూ, మరియు గంధి కొత్తయ్య కోనేరు, బుచ్చన్న కోనేరు అందు చేపలు పట్టుకొనుటకు హక్కున్నూ, గుత్తలు తే. 28—2—61 ది పుదయం 9 గంటల నుండి మరియు అవుసరమయిన మరునటి దినములలోనున్ను మ్యునిసిపల్ ఆఫీసులో (శ్రీ కమిషనరు వారిచేగాని వారి అధికారము పొందిన వారిచేగాని బహిరంగముగా వేలము వేయబడును. షరతులు, వగైరా వివరములు ఆఫీసు పని వేళలలో కాలములో తెలుసుకొనవచ్చును.

పి. నాగభూషణరావు, కమీషనరు.

వేలం ప్రకటన

బాపట్ల తాలూకా కంకటపాలెం గ్రామములో (శ్రీ సీతారామాంజనేయ రైస్‌మిల్స్ అండ్ కంపెనీవారి 4—2—61 తారీకున నె 1 రు తీర్మానము ప్రకారము సదరు రైస్‌మిల్లు యొక్క స్థలము, గోడౌనులు, మిషనరీ వగైరాలు సదరు మిల్లు ఆవరణలో 19—2—61 తేది పుదయం 11 గంటలనుండి వేలం ప్రారంభింపబడి సదరు తేది సాయంత్రం 5 గంటలకు హెచ్చు పాటదారుని పేర పాట కొట్టివేయబడునని తెలియజేయడమైనది. మిగతా పాట షరతులు వగైరా మేనేజరుగారైన (శ్రీ అడ్డగడ హనుమయ్య గారివల్ల కంకటపాలెం గ్రామములో తెలుసుకొనవచ్చును.

మేనేజరు.
(సం.) అడ్డగడ హనుమయ్య.
(శ్రీ సీతారామాంజనేయ రైస్‌మిల్ అండ్‌కంపెనీ.

టెండరు నోటీసు

కాకినాడ మునిసిపాలిటి

1960—61 సం.నకు 200 మెట్రిక్‌టన్నుల సరఫరా చేయుటకు సీలు టెండర్లు, దిగువ సంతకము దారునిచే మునిసిపలు ఆఫీసులో ది. 20—2—61 తేదీ సా. 4 గం. ల వరకు తీసుకొనబడును. సదరు టెండర్లు 20—2—61 తేదీనే 4—30 గం. లకు టెండరుదారుల సమక్షమున తెరువబడును. టెండరు ఫారము, షెడ్యూలు ఒక్కొక్కటి రు. 2 — చొప్పున చెల్లించి పొందవచ్చును. ఇతర వివరములు ఆఫీసు వేళలలో ఆఫీసునుండి పొందవచ్చును.

టెండరు డిపాజిట్టు: రు. 250 —
(సం.) సి. వి. సుబ్బయ్యచౌదరి, కమీషనరు.

వేలం నోటీసు

పోలవరం పంచాయతి

1961—62 సం. రమునకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పంచాయితీకి చెందిన యీదిగువ నుదహరించిన ఫీజులు 25—2—61 శనివారం మధ్యాహ్నము 2 గంటలకు పంచాయితీ ఆఫీసువద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వారిచే బహిరంగముగా వేలం వేయబడును. వేలంలో పాల్గొనుటకు వేలం షరతులు పంచాయితీ ఆఫీసు పనిచేయు కాలమందు తెలుసుకొనవచ్చును.

1. రోజువారీ మార్కెట్టులో ఫీజులు వసూలు చేసుకునే హక్కు,
2. వారపు సంతలో ఫీజులు వసూలు చేసుకునే హక్కు,
3. బస్సు స్టాండులో ఫీజులు వసూలు చేసుకునే హక్కు,
4. కార్టు స్టాండులో ఫీజు వసూలు చేసుకునే హక్కు.

(సం.) వి. హెచ్. వి. సుబ్బరాజు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళ ఏకాదశి
1961 ఫిబ్రవరి 11, శనివారం
ఏకాదశి రాత్రి 3—30 వరకు
జ్యేష్ఠ ఉ. 8—17కు మూల తె.6—10వరకు
వర్జ్యం సా. 3—36 నుండి 5—4 వరకు
తె. 4—45 నుండి 6—10

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 11, శనివారం

గుణపాఠం

ఒక్కొక్క విషాదసంఘటన చాల ఉద్రేకం కలిగించేదే కావచ్చు. కాని, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆ ఉద్రేకాన్ని చెలరేగనిస్తేమాత్రం మొదటి విషాద సంఘటనకు తోడుగా మరింకెన్ని విషాదసంఘనలకో అది దారితీయడం సంభవిస్తుంది.

జబల్పూరులో ఒక కాలేజీ విద్యార్థినిని ఇద్దరువ్యక్తు లవమానించడం, తరువాత ఆమె ఆత్మహత్యచేసుకోడం - ఇది చాలా దుఃఖకరమైన సంఘటనే. ఇటువంటివి దేశంలో ఎక్కడా జరగకుండా ఉండే స్థాయికి మన దేశీయుల సంస్కారాన్ని పరిణతి చెందించడం ఎలా గనేది మనసు నెంతో క్షోభింపజేసే సమస్య. ఎన్నటికైనా అలాంటి పరిణతిని మనం సాధించగలుగుతామో లేదో చెప్పలేముగాని, ఇట్టి ఘటనలు జరిగినప్పుడు ఉద్రేకంతో హద్దుమీరి అసంబద్ధంగా ఇంకేవేవో ఘోరకృత్యాలకు దిగడం మాత్రం సరియైన పద్ధతి కాదు.

పైనచెప్పిన కాలేజీవిద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన సందర్భాలను పరిశోధించి తెలుసుకొని దోషులను కఠినంగా దండించడం అత్యంతావశ్యకమనడానికి ఎలాంటి సందేహం లేదు. అత్యాచారాలకు పాల్పడేవారు దండన పొందితీరవలసిందే. అదే న్యాయనిర్వహణ మనిపించుకుంటుంది. హద్దుమీరి మరికొన్ని అత్యాచారాలు చెయ్యడం న్యాయనిర్వహణ మనిపించుకోదు.

కాని, జబల్పూరులో ఈ విశృంఖలప్రవృత్తియే ప్రత్యక్షమయింది. కాలేజీవిద్యార్థినిని అవమానించినవారు అన్యమతానికి చెందినవారు కావడం ఉద్రిక్తతను వక్రమార్గాలు పట్టించింది. ఏనాడో అంతరించిన వనుకొన్న మత వర్గ కలహాలు తిరిగి చెలరేగినాయి. మతవర్గ విద్వేషం నివ్వురవ్వవలె దాగి ఉండి తిరిగి రాజుకొన్నట్టనిపించింది. ఆ చెలరేగిన అల్లరుల నణచడానికి సైన్యాలు రావలసి వచ్చాయి. కొన్నిరోజులపాటు కర్ఫ్యూ విధించడం అనివార్యమయింది.

నిజంగా అంటుజాడ్యం వంటిది ఈ మతవిద్వేషం. జబల్పూరులో పరిస్థితి మొదట అదుపులోకి వచ్చినట్టే కనిపించి తిరిగి మరింత భీకర రూపం దాల్చింది. 'కర్ఫ్యూ' ఉత్తరువులమలులో ఉండగానే నగరంలో పెక్కుచోట్ల ఒకేసారి, కూడబలుక్కొని చేసినట్టుగా, గృహదహనాలు మొదలైన ఘోరకృత్యాలు జరిగాయి. దుండగులు తుపాకులు, ద్రావకంబుడ్లుకూడ విచ్చలవిడిగా ఉపయోగించారు.

అంతేకాదు: జబల్పూరు గాలి-సాగర్, నరసింగపూర్ మొదలైన ఇతరపట్టణాలకు కూడా సోకింది. మతవర్గ విద్వేష పూర్వకంగా అచటకూడా కొట్లాటలు, గృహదహనాలు, దోపిడీలు మొదలైనవి జరిగాయి. జబల్పూరులో కూడా, అల్లరులకు కొంతమంది చనిపోగా వాటిని అణచే ప్రయత్నంలో పోలీసువారి తుపాకికాల్పులకు మరి కొంతమంది చనిపోయారు.

మొదటి విషాద సంఘటనకు ప్రతిక్రియగా జరుగవగిన విషాద సంఘటనలేనా ఇవి?

పరిస్థితి త్వరలోనే అదుపులోకి రావచ్చు. కాని, ఇటువంటి వక్రగతులు సంఘంలో మరల మరల పొడసూపకుండా నాయకులు గట్టిచర్యలు తీసుకోడం అత్యంతావశ్యకం. ఉభయ మత వర్గాలలోనూ ఉండే పెద్దలు ఇందుకు త్రికరణశుద్ధిగా పూనుకొని సుస్థిరమైన సామరస్య సిద్ధి సాధించాలి. మత విద్వేషాగ్నిశేషం ఎంత త్వరగా నిశ్శేషంచేస్తే దేశానికి అంత మంచిది. ఆయా మతవర్గాల సమైక్యకృషిచేగాక ఇది సాధ్యపడదు.

మత విద్వేష ప్రమాదాల నుండి మన కింకా పూర్ణవిముక్తి కలుగలేదని జబల్పూరు సంఘటనలు హెచ్చరిక చేస్తున్నాయి. అన్ని మతాలవారూ, అన్ని వర్గాలవారూ ఐకమత్యంగా కలసిమెలసి జీవించేటందుకే మతాతీతమైన లౌకికరాజ్యాంగం మనం నిర్మించుకున్నాము. చిత్తశుద్ధిపూర్వకమైన పురుషప్రయత్నంతో సాధించవలసిన ఈ ఐకమత్యం దానంతటది అప్రయత్నంగా చేకూరగల దనుకోడం అవివేకమే అవుతుంది. ఈ గుణపాఠాన్ని ఇప్పటికైనా మనం ఒంటపట్టించుకోడం అత్యంతావశ్యకం.

లావోస్‌లో భీషణ యుద్ధ ప్రజ్వలన

(1 వ పేజీ తరువాయి)

మంత్రివర్గం ఏర్పాటును గురించి వచ్చే కొంది రోజులలోను చర్చించగలదని నిన్న యిక్కడ ప్రకటించబడింది.

ఈ విషయాన్ని చర్చించే ప్రత్యేక మంత్రివర్గం సమావేశానికి రాజా సవంగ్ వర్ధన అధ్యక్షత వహిస్తారని బవునోమ్ మంత్రివర్గంలోని సమాచారశాఖామంత్రి (శ్రీ బువాన్ నోరసింగ్ పత్రికా ప్రతినిధులతో అన్నారు.

మిశ్రమ మంత్రివర్గం ఏర్పాటయ్యే పక్షాన (ప్రిన్స్ బవునోమ్ మంత్రివర్గం రాజీనామా యివ్వగలదని కూడా ఈ మంత్రి అన్నారు.

సౌవన్నఫౌమా ప్రభుత్వంలో ఉద్యోగుల చేరిక

పాశ్చాత్య రాజ్యాలపట్ల అభిమానంగల ప్రిన్స్ బవునోమ్ ప్రభుత్వం నేడు ఒక ప్రకటనచేస్తూ ఉన్నతపదవులలోని యిద్దరు ఉద్యోగులు ఇంకా మరికొందరు కంబోడియాలోని (శ్రీ సౌవన్న ఫౌమా ప్రవాస ప్రభుత్వంలో చేరినమాట నిజమని అంగీకరించింది.

వీరిలో ఒకరు బ్యాంగ్‌కాక్‌లోని లావోషియన్ ఎంబసీకి చెందిన మిలిటరీ అటాచీ.

పరిష్కార మార్గానికి అమెరికా యోచన

లావోస్ పరిస్థితి చక్కబరచడానికి వీలిచ్చే వేర్వేరు పరిష్కార మార్గాలను గురించి అమెరికా యిప్పటికీ ఆలోచిస్తున్నదని యిక్కడి ప్రభుత్వోద్యోగులు నేడు పేర్కొన్నారు.

అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం పునరుద్ధరణకు ప్రత్యామ్నాయంగా అమెరికా కొత్త ప్రభుత్వం ఏహో కొత్త ప్రతిపాదనలను చేసిందనుకోవడం పొరపాటు అని, లావోస్ సమస్యతో సంబంధంకల వేర్వేరు ప్రభుత్వాలతో వేర్వేరు ప్రతిపాదనలను గురించి సంప్రతిస్తున్నదని కూడా వీరు అన్నారు.

అయితే అమెరికా తలపెట్టిన కొత్త చర్యలను గురించి తమకు అధికారరీత్యా యింతవరకు ఏదీ తెలియజేయబడలేదని మిత్రరాజ్యాల ప్రతినిధులు అన్నారు.

పర్యవేక్షక సంఘం పునరుద్ధరణకు బ్రిటన్, ఇండియాలతో చర్చించిన పిదప అమెరికా కొంత అయిష్టంగానే అంగీకరించినట్లు తెలియవస్తున్నది.

అంతర్జాతీయ చర్చకు ప్రధాని నెహ్రూ సుముఖత

ప్నాంపెన్, ఫిబ్రవరి 10:—

లావోస్‌లో అంతర్జాతీయ పర్యవేక్షకసంఘాన్ని పునరుద్ధరిస్తూ, అక్కడి పరిస్థితిపై రష్యా, అమెరికాలు కూడా పాల్గొనగల అంతర్జాతీయ సమావేశం జరిపించడానికి తాను సుముఖుడనంటూ ఇండియా ప్రధాని (శ్రీ నెహ్రూ వ్రాసిన ఒక లేఖను నభిసుర్ న్యూస్‌ఏజన్సీ నేడు ప్రకటించింది.

"జెనీవా ఒడంబడికతో నిమిత్తం లేకుండా వ్యవహరించబూనితే చర్చకు ప్రాతిపదికే వుండబోదు. కొన్ని రాజ్యాలనుంచి ఏర్పడుతున్న కొత్త చిక్కులను ఎదుర్కొనడానికి పూర్తిగా కొత్త దృక్పథాన్ని అనుసరించవలసి వుంటుంది" అని కూడా (శ్రీ నెహ్రూ తన లేఖలో పేర్కొన్నారు.

కమ్యూనిస్టుల విజయానికి మార్గం

(తెపే, ఫిబ్రవరి 10:—

లావోస్‌లో మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు కమ్యూనిస్టులు దేశం అంతా ఆక్రమించుకొనడానికి వీలిచ్చే స్థావరాన్ని సమకూర్చడమేగాని అన్యంకాదని కోమిన్‌టాంగ్‌పత్రిక 'షైనాన్యూస్' వ్రాసింది.

ఉత్తర, దక్షిణ లావోస్‌ల పరిగణన, మిశ్రమ ప్రభుత్వంలో స్థానం — వీటినే కమ్యూనిస్టులు యిప్పుడు లక్ష్యించారనీ, ఆతర్వాత మిశ్రమ ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరనీ కూడా ఈ పత్రిక అన్నది.

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు-8

—: x :—

సంపూర్ణ స్వాతంత్ర్యోద్యమం

1940 లో ప్రారంభింపబడిన వ్యష్టిసత్యాగ్రహోద్యమంలో మొదటి సత్యాగ్రహిగా వినోబాజీ యేర్పాటు చేయబడ్డారని వ్రాశాను. అప్పటికి వినోబాజీని దేశ మెరుగదు. కాని గాంధీజీ మాత్రం ఆయనప్రభావం బాగా ఎరుగుదురు. వినోబాజీ వార్ధాకు 5 మైళ్ల దూరంలో వున్న 'పేనారు' అనే పల్లెటూరు. ఆయన అక్టోబరు 17 వతేదిని యుద్ధవ్యతిరేకనినాదాలతో తన సత్యాగ్రహం ప్రారంభించారు. ఆయన అరెస్టు చేయబడలేదు. కాని, ఆయనసుగూర్చిన వార్తలు ప్రచురించకూడదని యావద్భారత దేశంలోని పత్రికలకు ప్రభుత్వంవారిచే పుత్తరువులు ముందుగానే జారీచేయబడినవి. నాలుగురోజుల తరువాత ఆయనకు మూడు మాసములు శిక్ష విధింపబడినది. రెండవ సత్యాగ్రహి జవహరలాల్. ఆయన సత్యాగ్రహంచేయకముందే ఆయన చేసిన ఉపన్యాసములకు ఆయనకు 4 యేండ్లు శిక్ష విధింపబడింది. తరువాత సర్దార్ పటేల్ విచారణలేకుండా డిటేన్ చేయబడ్డారు. అదే విధంగా యావద్భారతదేశంలోని ప్రముఖ నాయకు లందరు ఒకరితరువాత ఒకరు నిర్బంధింపబడ్డారు. గాంధీజీ చేస్తూ వచ్చిన కొన్ని ప్రకటనలుకూడా కొత్త ఆర్డినెన్సుల ప్రకారం పత్రికలు ప్రచురించేటందుకు వీలులేకుండా పోయింది.

సత్యాగ్రహోద్యమసందర్భంలో తిరిగీ సుభాష్ చంద్రబోసు గాంధీజీ నాయకత్వంక్రింద పనిచేయడాని కంగీకరిస్తూ ఆయనకు ఉత్తరం వ్రాశారు. కాని గాంధీజీ తనకూ సుభాష్‌బాబుకూ ప్రధానవిషయాలలో కల భేదాభిప్రాయాలను వివరిస్తూ సుభాష్‌బాబు కోరికను నిరాకరించారు. తరువాత 1941 జనవరిలో సుభాష్ తన సత్యాగ్రహమునుండి హటాత్తుగా అదృశ్యులైనారు.

ఈ సందర్భంలో ముస్లిం లీగుకూ, కాంగ్రెసుకూ రాజీకుదిర్చి, రాజకీయప్రతిష్టంభనమును తొలగించేటందుకు సప్రూ ప్రయత్నించారు. కాని జిన్నా గాంధీజీని హిందూప్రతినిధిగామాత్రమే తనను కలుసుకోవలయునని కోరడంచేత, వారిరువురి సమాగమము అసంభవ మయింది. ఈ సత్యాగ్రహోద్యమం నడుస్తూన్న రోజులలో బ్రిటిష్ ప్రభుత్వాధినేతలు కొన్ని సుదీర్ఘ ప్రకటనలుచేస్తూ వచ్చారు. అప్పటి భారత రాజ్యాంగ కార్యదర్శి అమెరీ చేసిన ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశా లివి:

"బ్రిటిష్ ఇండియాలోని మూడవ వంతు జనసంఖ్యగల బెంగాల్, అస్సాం, సింధు, పంజాబు రాష్ట్రాలలో రాష్ట్రప్రభుత్వాలు పనిచేస్తూన్నవి.. తక్కిన ఏడు రాష్ట్రాలలో 20 కోట్ల ప్రజలు కాంగ్రెసుమూలకంగా స్వపరిపాలనా సంప్రదాయాలకు దూరంకావడం విచారకరం. యుద్ధం జరుగుతూండగా ఇండియాచట్టంలో మార్పు సాధ్యం కాదు ... ప్రస్తుతచట్టం కాంగ్రెసుకు ఇండియా అంతటిమీదా యాజమాన్యాన్ని ఇస్తూన్నది ... ఈవిధంగా కాంగ్రెసుకు అధికారమిచ్చే మరొకచట్టమేదీ నేటి పరిస్థితులలో సాధ్యం కాదు. అది కాంగ్రెసు గ్రహించడంలేదని నాభయం." ఇండియాయొక్క ఈశాన్య, వాయువ్య భాగములను తక్కిన ఇండియానుండి విడగొట్టి, ప్రత్యేకసైన్యం, ప్రత్యేక విదేశ రాజనీతి, ప్రత్యేక ఆర్థిక వ్యవహారాలూ గల సంపూర్ణ స్వతంత్రరాజ్యాలుగా చేయవలయునని జిన్నా కోరుతూన్న కోరికకు బలం చేకూరుతూండడమే ఇందుకు నిదర్శనం. అదీకాక ఇండియా నూతన రాజ్యాంగచట్టం జయప్రదం కావలెనంటే భారత జాతీయజీవనంలోని ప్రధానవర్గాలు తమలో తాము సమాధానపడి తయారుచేసుకొన్నదిగా వుండాలి అని అంటూ తమకు కావలసిన రాజ్యాంగ చట్టాన్నిగూర్చి భారతీయు లేకాభిప్రాయానికి రానప్పుడు బ్రిటిష్‌ప్రభుత్వ మేమి చేయగలదు అనే ధోరణిలో మాట్లాడాడు అమెరీ. భారతీయ నాయకు లేకాభిప్రాయానికి రాలేకపోవడం వలననే రాజప్రతినిధి నూతనకార్యవర్గ సభ్యులను నియమించే ప్రయత్నంకూడా మానుకోవలసివచ్చిందన్నాడు భారతరాజ్యాంగకార్యదర్శి. అందుకు బదులుగా 'విభజించి పాలించు' అనే బ్రిటిష్‌వారి దుష్టరాజనీతివలన భారతీయులు యేకాభిప్రాయానికి రాలేకుండా వున్నారనీ, బ్రిటిష్‌వారు ఇండియాను విడచి వెళ్ళిన తక్షణం కాంగ్రెస్, ముస్లింలీగ్, తదితరపక్షాలవారందరూ తమక్షేమంకోసం తమమాతృదేశాని కనుగుణమైన రాజ్యాంగచట్టాన్ని తామే నిర్మించుకోగలరని వాగ్దానంచేస్తున్నాననీ అన్నారు గాంధీజీ. ఈవిధంగా ప్రభుత్వానికీ, కాంగ్రెసుకూ వాద ప్రతివాదాలు జరుగుతూ వచ్చినయి.

1941 జూన్ 22 వ తేదిని జర్మనీ రష్యాపైన దండయాత్ర చేసింది. రష్యాకూ బ్రిటనుకూ జులై 12 న ఒడంబడిక జరిగింది. ఇక అంతకుపూర్వం బరోపా సంగ్రామాన్ని సామ్రాజ్య యుద్ధంగా ప్రచారంచేస్తూ వచ్చిన కమ్యూనిస్టు మిత్రులు, వెంటనే అది ప్రజాయుద్ధమని నినాదాలు చేయడం ప్రారంభించి, యుద్ధానికి సహాయంచేయాలని, కమ్యూనిస్టుడిటేన్యూలను విడుదలచేయాలని ఆందోళన సాగించారు. ఇది అనాటి భారత కమ్యూనిస్టులు వహించినపాత్ర.

ఈవిషయం ఇలావుండగా యుద్ధం ఇండియా మొగకు వచ్చినట్లుగా ప్రభుత్వానికి కంగారు పుట్టింది. అప్పుడు 1941 జులై 21 వ తేదిని రాజప్రతినిధిసభకు యేడుగురు భారతీయులు క్రొత్తగా నియమింపబడ్డారు. సర్ సుల్తాన్ అహమ్మదు, సర్ అక్బర్ హైదరీ, (శ్రీ ఆనీ, (శ్రీ యన్. ఆర్. సర్కారు, (శ్రీ రాఘవేంద్రరావు, సర్ ఫిరోజిఖాన్‌నూను — సర్ రామస్వామిమొదలియారు అదివరకే ఉన్నారు. కాబట్టి వైస్రాయి కార్యనిర్వాహకవర్గంలో ఎనిమిదిమంది భారతీయులయినారు. ప్రభుత్వంవారి ఈ నియామకాలతో నిమిత్తంలేకుండా సత్యాగ్రహోద్యమం నడుస్తూనే ఉంది. అంతకుపూర్వం మంత్రులుగానున్నవారు రాష్ట్రశాసనసభలలోనూ, కేంద్రశాసనసభలలోనూ సభ్యులుగా నున్నవారూ కాంగ్రెసువాదులందరూ కారాగారాలలోకి పోయినారు. 25,000 మంది, ఒక్కొక్కరుగా 14 నెలలో జైళ్ళకు పోయినారు. తరువాత ప్రభుత్వంవారు తమంతట తామే ఖైదీలను విడచిపెట్టడం ప్రారంభించారు. వెంటనే కాంగ్రెసు వర్కింగుకమిటీవారు సమావేశమై కాంగ్రెసుకమిటీలను పునరుద్ధరించి వాటిని పటిష్ఠంచేసి, ప్రజలతో సన్నిహితసంబంధం కలిగివుంటూ, వారిని రాబోయే కష్టాలను ఎదుర్కొనేటందుకు సంసిద్ధులుగాచేయాలని తీర్మానించారు. అప్పటికి రాజేంద్రబాబు, సర్దారు పటేల్, కృపలానీ, డాక్టరు ప్రఫుల్లచంద్ర ఘోషుల వంటి పెద్దనాయకులుకూడా విడుదల చేయబడ్డారు.

1942—43, 44, 45 సంవత్సరాలలోకూడ కాంగ్రెసు మహాసభలు జరుగలేదు.

1942 మార్చి 11 వ బ్రిటిష్ ప్రధాని, భారతదేశ రాజకీయ భవిష్యత్తుమగూర్చి కామన్సు సభలో ఒక చిత్తుప్రకటన చేశారు. అది యుద్ధం ముగియడంతోనే, భారతరాజ్యాంగచట్టమును తయారుచేసుకొనేటందుకు ఒక రాజ్యాంగ పరిషత్తు యేర్పాటు చేయబడుతుందనీ, అందులో సంస్థానాధిపతులు కూడా పాల్గొనే యేర్పాటు ఉంటుందనీ, అయితే ఆ పరిషత్తు నిర్మించిన రాజ్యాంగచట్టానికి అనుకూలంగాలేని రాష్ట్రాల వారు ఇప్పుడు వారున్నట్లే ఉండవచ్చుననీ, తరువాతవారికి ఇష్టమైతే ఆ రాజ్యాంగంలో చేరవచ్చుననీ మొదలయిన షరతులతో యిమిడిఉన్నది. ఈ ప్రకటనను, బ్రిటిష్‌ప్రభుత్వంవారి ఇతర సూచనలతోసహా సర్ స్టాఫర్డు క్రిప్సు ఇండియాకు తీసుకొనివచ్చారు. 1942 ఏప్రిల్ మొదటి రెండు వారాలలో కాంగ్రెసు వర్కింగుకమిటీకి క్రిప్సుకు చర్చలు జరిగాయి. ముఖ్యంగా దేశ రక్షణ సమస్యమీద వారు మాట్లాడారు. అయితే సర్ స్టాఫర్డు ఇండియాకు రాగానే, భారత రాజకీయ పక్షాలవారందరూ యేకగ్రీవంగా కోరినప్పటికీ దేశరక్షణశాఖ (డిఫెన్స్) మాత్రం వారి పరంచేయబడదని పత్రికలవారికి చెప్పేశాడు. ఆదే వర్కింగ్ కమిటీవారు క్రిప్సు తెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వ సూచనలను తిరస్కరించడానికి తగినకారణ మయింది.

'క్విట్ ఇండియా' తీర్మానం

తరువాత 1942 ఆగస్టు 7, 8 తేదీలలో బొంబాయిలో సమావేశమయిన అ. భా. కాం.సం. బ్రిటిష్‌వారు హిందూదేశమును తక్షణం విడిచిపోవలయునని తీర్మానించింది. ఆ రెండురోజులలో యేమి జరుగుతుందో అని యావద్భారతదేశం ఎదురుచూస్తూవుంది. అ. భా. కాం. సం. సమావేశానికి యావద్భారతమునుండి 20,000 మంది బొంబాయికి వెళ్లారు. బొంబాయి కది ఒక కాంగ్రెసు జరిపినంతపని అయింది. ప్రభుత్వంవారీ తీర్మానం జరిగినపిమ్మట కాంగ్రెసు వ్యతిరేకశక్తులను కమ్యూనిస్టులతోసహా కూడగట్టడం ప్రారంభించారు. ఆగస్టు 8 వ తేదీ రాత్రియే వర్కింగ్‌కమిటీ మెంబర్లందరు అరెస్టు చేయబడి ఎక్కడికో తెలియనిచోటుకు తీసుకొనిపోబడిరి. గాంధీజీ మరెక్కడకో పంపబడెను. వెంటనే యావద్భారతం అట్టుడికినట్లుడికిపోయినది. ప్రజల ఆగ్రహం హద్దులుమీరింది. ఆమరునాడునుండి జిల్లాలనాయకులు సైతం అరెస్టుచేయబడిరి. సభలు నిషేధింపబడినవి. ప్రభుత్వంవారి నిర్బంధవిధానం పరమావధి నందింది. లాఠీలు, తుపాకులు రివాల్వర్లు, మరఫిరంగులు, విమానములపైనుండి బాంబులు, అన్ని మారణాయుధాలు ప్రజలపైన ప్రయోగింపబడినవి. బొంబాయి మొదలగు నగరములలో 8 వ తేదీరాత్రి టెలిఫోనులన్నీ మూగవోయినవి. తుపాకులు నోళ్లు తెరచి గర్జించినవి. తరువాత దేశమంతటా చాలాచోట్ల రైలుస్టేషనులు తగులపెట్టబడినవి. తంతితీగలు తెగగొట్టబడినవి. రైలుపట్టాలు తొలగింపబడినవి. పోలీసుస్టేషన్లు భస్మీపటలం చేయబడినవి. ఎక్కడ రైళ్ళు నడుస్తూన్నవో, ఎక్కడ నడవడంలేదో రైల్వే అధికారులకే తెలియకుండా పోయింది. పైగా వారు అరెస్టుచేయబడి జైళ్ళకుపోతూన్న డిటెన్యూలను ఫలానా రైలు నడుస్తూన్నదా అని అడగడం ప్రారంభించారు. ఈ రైలుపట్టాలు ఎక్కడెక్కడ తీసివేయబడుతూన్నవో డిటెన్యూలకు తమకంటె ముందుగా తెలిసివుంటుందని వారి అభిప్రాయమై వుండాలి. జినారసు హిందూ విశ్వవిద్యాలయాన్ని మిలిటరీవా రాక్రమించారు. వంగరాష్ట్రంలో ప్రభుత్వ సైనికులు 193 కాంగ్రెసు శిబిరాలను, కాంగ్రెసు ఆఫీసులున్న గృహాలను తగులబెట్టారని బెంగాల్ ముఖ్యమంత్రి నిజాముద్దీన్ బెంగాల్ అసెంబ్లీలో ఒకప్రశ్నకు సమాధానం చెప్పాడు. 1942 చివరకు పోలీసు చర్యలవల్లగానీ, సైనికచర్యలవల్ల కానీ 940 మంది మరణించారనీ, 1630 మందికి తీవ్రమైన గాయాలు తగిలినవనీ, 60,229 మంది జైళ్లలో వున్నారనీ, సర్ రెజినాల్డు మాక్స్వెలు కేంద్రశాసనసభలో ఒకప్రశ్నకు జవాబిచ్చాడు. అయితే ఉరితీయబడినవారిసంఖ్యకు సంబంధించిన భోగట్టా ఆయన చెప్పలేకపోయినాడు.

ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 104 రైల్వే స్టేషనులు ధ్వంసంచేయబడినవి. 16 చోట్ల రైలుపట్టాలు తీసివేయబడినవి. 425 చోట్ల టెలిఫోను, టెలిగ్రాపు తీగలు త్రెంచివేయబడినవి. ప్రజలనుండి అపరాధం పన్నుక్రింద రు. 28,32,000 వసూలు చేయబడింది. మితవాదులు, హిందూసభవారు, ముస్లింలీగు, షెడ్యూల్డు తరగతుల ఫెడరేషన్, ఏరంతా ఈ విప్లవోద్యమాన్ని ఖండించారు. అంతేకాని దీనిని నిరోధించేటందుకు ఒక్కరు కూడా ప్రయత్నం చేయలేదు. భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలలోకూడా దాదాపు ఇలాగే జరిగింది. అయితే జిన్నా ఈ ఉద్యమానికి పూర్వం ఒక ప్రకటన చేశాడు: "అపర్యాయం కాంగ్రెసు శాసనోల్లంఘనం ప్రారంభిస్తే హిందూ మహమ్మదీయుల కొట్లాటలు హెచ్చుపెరిగి పోతాయి" అన్నాడా ప్రకటనలో. కాని ఈ 'క్విట్ ఇండియా' ఉద్యమంలో అటువంటి దేమీ జరగలేదు. పైగా బ్రిటిష్ సామ్రాజ్యంలోకెల్ల పెద్దదయిన తాతా ఉక్కు కర్మాగారంలోని కార్మికు లందరూ గాంధీజీని విడుదలచేయవలయునని కోరుతూ సమ్మెచేశారు.

ఈ ఉద్యమప్రారంభమునుగూర్చి అమెరికాలో, ఇంగ్లండులో, చైనాలో, యింకా యితర దేశాలలోకూడా అనేకులు అనేకవిధాలుగా భావించారు. వారందరూ యుద్ధంలో చిక్కుకొని ఉండడంచేత, బ్రిటిష్‌వారు గాంధీజీతో సమాధానపడకపోవడంవలన, భారతదేశానికి కలిగిన ఆశాభంగం ఈ ఉద్యమానికి కారణమయిందనీ, అయినా కాంగ్రెసుఇప్పు డీ విప్లవోద్యమం ప్రారంభించిన కారణాన తమ యుద్ధప్రయత్నాలకు భంగంకలుగుతుందనీ పలువురు పరిపరివిధాల విమర్శలుచేయ సాగారు. మొత్తంమీద 'క్విట్ ఇండియా' అనే పేరుతో నడచిన ఈ భారత విప్లవోద్యమం ప్రపంచాన్ని పంచలింపచేసింది.

(సశేషం)

రచన:
శ్రీ కొడాలి ఆంజనేయులు

కాంగోలో కొత్త ప్రభుత్వ స్థాపన అంతర్యం

—: x :—

సైనిక పాలన రద్దయినట్టు సూచించడానికే కావచ్చునట

లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 10:—

మేజర్ జనరల్ మొబుటూ నియమించిన కమిషనర్లను బర్తరఫ్ చేసి, జోసెఫ్ ఇలియో ప్రధానిగా ప్రెసిడెంట్ కసావుబూ 21 మంది మంత్రులతో ఏర్పాటుచేసిన తాత్కాలికప్రభుత్వంలో కాంగో తొలిప్రధాని శ్రీ లుముంబా పేర్పబడలేదు.

ఈ మంత్రివర్గం జాబితాను ప్రస్తుతం జరుగుతున్న రౌండ్ టేబుల్ సభ ఆమోదానికై ప్రెసిడెంట్ కసావుబూ యత్నించగలరట.

కాంగో పార్లమెంటు సమావేశమయ్యేవరకు ఈ కొత్త మంత్రివర్గం వ్యవహరించగలదని ప్రెసిడెంట్ కసావుబూ అన్నారు.

మేజర్ జనరల్ మొబుటూ సైనిక ప్రభుత్వం ముగిసి, మామూలు రాజకీయ వ్యవస్థ నెలకొన్నదనే అభిప్రాయం భద్రతా సంఘానికి కలిగించడంకోసం జరిగిన ప్రయత్నంగానే దీనిని భావించవచ్చునని పరిశీలకులు తలపోస్తున్నారు.

కాంగోనుంచి విడిపోయిన కటాంగా, దక్షిణ కాసైలకుగానీ కొత్తగా ఏర్పడ్డ లువాలుబా రాష్ట్రానికిగాని ఈ కొత్తమంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేదు. అయితే రక్షణమంత్రిసహా ఆయిదుగురు మంత్రుల నియామకం యింకా జరగవలసి వుంది. బహుశా ఈ రాష్ట్రాల ప్రతినిధులకు ఆపదవు లీయబడవచ్చునని తోస్తున్నది.

మంత్రివర్గం పార్లమెంటు ఆమోదం పొందితీరాలని కాంగో రాజ్యాంగం నిర్దేశించివున్నందున కొత్తమంత్రివర్గాన్ని ప్రకటిస్తూ ప్రెసిడెంట్ కసావుబూ చేసిన ప్రకటన అక్రమమనికూడా పరిశీలకులు నేడు పేర్కొన్నారు.

అమెరికన్ విదేశాంగశాఖ ప్రకటన

కాంగోలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ప్రస్తుతపు కమిషనర్లస్థానే ఏర్పడినట్లు జరిగిన ప్రకటన కాంగోలో యిప్పుడు జరుగుతున్న రౌండ్‌టేబుల్ సమావేశం యిచ్చిన ప్రోత్సాహకరమైన ఫలితంగానే కనిపిస్తున్నదని అన్నది.

షోంబీ హెచ్చరిక

న్యూయార్క్, ఫిబ్రవరి 9:—

కటాంగాలోని పోలీసులనుగాని, జెండార్మరీనిగాని బలవంతాన నిరాయుధంచేస్తే కార్మికులు అక్కడనుంచి పెద్దఎత్తున వెళ్లిపోవడానికీ, పరిశ్రమలు, ఉత్పత్తి నిలిచిపోవడానికీ దారితీయగలదని కటాంగా ప్రెసిడెంట్ మోయిస్ షోంబీ నేడు సమితి సెక్రెటరీ జనరల్ (శ్రీ హామర్ షెల్డ్‌కు వ్రాసిన లేఖలో హెచ్చరించారు.

"విప్లవకారులను, బందిపోటు దొంగలను, అటువంటివాట్ల అభిమానంగల యువజన సంస్థలను నిరస్త్రం చెయ్యడం కష్టమనీ, విప్లవకారులు ఆకస్మికంగా దాచిన ఆయుధాలను కనిపెట్టడంకూడా కష్టమని (శ్రీ షోంబీ అన్నారు.

దక్షిణాఫ్రికా భారతీయుల నిర్మూలనకు కొత్త ఎత్తు

—: x :—

ప్రభుత్వంచే ఆసియా వ్యవహారాల శాఖ ఏర్పాటుపై దాదూ తీవ్ర విమర్శ

మద్రాస్, ఫిబ్రవరి 10:—

దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆసియా వ్యవహారాల శాఖను ఏర్పాటు చెయ్యడం అక్కడి భారతీయ ప్రజానీకాన్ని నిర్మూలించడంకోసం చేసిన దురాలోచనగాక వేరుకాదని దక్షిణాఫ్రికా భారతీయ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వై. ఎం. దాదూ నిన్న కొలంబోకు బయలుదేరివెడుతూ విమానాశ్రయంలో పత్రికాప్రతినిధులతో పేర్కొన్నారు.

దేశీయ వ్యవహారాలశాఖ తాత్కాలిక మంత్రి (శ్రీ డి. క్లార్క్ యిటీవల పార్లమెంటులో చేసిన ప్రకటనపై వ్యాఖ్యానించిన సందర్భంలోనే ఆయన పైవిధంగా అన్నారు.

దక్షిణాఫ్రికాలోని భారతీయులకు సంబంధించిన వ్యవహారాలను చూడడానికి ఏర్పాటైన ఈ శాఖవారి ప్రయోజనాలరక్షణకే ఉద్దేశించబడినట్లు మంత్రి ప్రకటించినప్పటికీ, నిజానికి అక్కడి 50 లక్షలమంది భారతీయ ప్రజను నిర్మూలించడానికి తలపెట్టిన కొత్తచర్యగాక, వేరుకాదని (శ్రీ దాదూ అన్నారు.

ఆర్థిక, సాంఘిక రంగాలలో యిబ్బంది, నైచ్య పరిస్థితులు కలిగించి, చివరకు నిర్మూలించడానికే నిర్దేశించబడిన జాతి ప్రాంతాల చట్టాన్ని ప్రతిఘటించడంలో దక్షిణాఫ్రికా భారతీయులు ఏకమై వ్యవహరించగలరని డాక్టర్ దాదూ అన్నారు.

జాతివిచక్షణను సమైక్యంగా ప్రతిఘటిస్తున్న భారతీయులకు, ఆఫ్రికనులకు మధ్య విభేదాలు కలిగించగల కీలుబొమ్మ లెవరైనా భారతీయులలో కనిపించగలరనే ఈ ఆసియా వ్యవహారాలశాఖద్వారా కనుగొనడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆశిస్తున్నదనీ, ఒక్క దక్షిణాఫ్రికా భారతీయుడైనా అక్కడిప్రభుత్వం చేతి కీలుబొమ్మగా వ్యవహరించడానికి అంగీకరించబోడనే తాను విశ్వసిస్తున్నానని డాక్టర్ దాదూ అన్నారు.

అసియన్‌వ్యవహారాలశాఖను దక్షిణాఫ్రికా భారతీయులు యావన్మందీ బహిష్కరించగల రనే తాను విశ్వసిస్తున్నానని కూడా ఆయన అన్నారు.

(శ్రీ వి. ఎల్. మాకె, టెన్నిసన్ మక్వానే అను మరి యిరువురు దక్షిణాఫ్రికా నాయకులు కూడా డాక్టర్ దాదూతోపాటు ఇండియాలో పర్యటించి, ఈ విమానంలోనే కొలంబోకు వెళ్లారు. వీరు తిరిగి ఫిబ్రవరి 14 న ఢిల్లీకి వచ్చి ప్రధాని (శ్రీ నెహ్రూను మరుచటిరోజున కలుసుకొంటారు.

యునైటెడ్ ఫ్రంట్‌కు చెందిన మరొక ప్రతినిధివర్గంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, అఖిల ఆఫ్రికనిస్టు యూనియన్, నైరుతి ఆఫ్రికన్ ప్రజోద్యమాల ప్రతినిధులు కామన్వెల్తులోని ఆఫ్రికన్ దేశాలలో పర్యటిస్తున్నారు.

లండన్‌లో జరుగనున్న కామన్వెల్తు ప్రధానుల సభలో దక్షిణాఫ్రికాకు సభ్యత్వ మీయకుండా తగుచర్యలు తీసుకోవలసిందని వీరు ఈ దేశాలను అర్థిస్తున్నారు.

ఢిల్లీకి తిరిగివచ్చి ప్రధాని (శ్రీ నెహ్రూను కలుసుకొన్న పిదప మలయా, పాకిస్తాన్‌లను దర్శించి, మే మొదటివారంలో లండన్ చేరుకొని కామన్వెల్తు నుంచి దక్షిణాఫ్రికాను బహిష్కరించవలసినదిగా కెనడ, న్యూజీలెండ్, ఆస్ట్రేలియాల ప్రధానులను తాము అర్థించగలమని కూడా డాక్టర్ దాదూ అన్నారు.

జాతీయవిహంగం మయూరం

ఉతకమండలం, ఫిబ్రవరి 9:—

ప్రస్తుతానికి నెమలినే జాతీయ విహంగంగా పరిగణించవలెనని భారత వన్య మృగ పరిరక్షణ సంఘం నిన్న నిర్ణయించింది. నాలుగు రోజులుగా ఇక్కడ జరుగుతున్న ఈ సంఘ సమావేశం నిన్నటితో సమాప్తమైంది.

కొంతమంది సభ్యులు ఈ గౌరవానికి గ్రద్ద, హంస అర్హమైనవని వాదించినప్పటికీ అత్యధికసంఖ్యాకులు మయూరమునే వరించాలని అభిప్రాయపడ్డారనీ, ఈసారి జరిగే సమావేశంలో తుది నిర్ణయం జరగగలదని సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర వ్యవసాయ మంత్రి డాక్టర్ పంజాబ్‌రావు దేశముఖ్ తెలియజేశారు.

జబల్పూర్ సంఘటనలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానాల త్రోసివేత

భోపాల్, ఫిబ్రవరి 9:—

జబల్‌పూర్‌లో జరిగిన అల్లర్లనుగూర్చి చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాలవారు ప్రతిపాదించిన మూడు వాయిదా తీర్మానాలను మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ (శ్రీ ఎ. సి. పట్వర్ధన్ నేడు త్రోసివేశారు.

జబల్‌పూర్ పరిస్థితి తీవ్రమైనట్లు తీవ్రమైన ఆందోళన వెల్లడిస్తూ (శ్రీయుతులు ఎల్. ఎన్. గుప్తా (హిందూమహాసభ), హెచ్. వి. జోషి (జనసంఘం), వి. కె. సక్లేచా ఈ తీర్మానాలను ప్రతిపాదించారు.

అయితే సభలో వీటిని గూర్చి చర్చించడం ప్రజాక్షేమదృష్ట్యా ప్రస్తుతం వాంఛనీయం కాదని ప్రకటిస్తూ స్పీకర్ తీర్మానాలను త్రోసివేశారు. తీర్మానాలను సభలో చదివి వినిపించడానికి కూడా స్పీకర్ నిరాకరించారు.

జబల్‌పూర్‌లోని పరిస్థితికి సంబంధించి శాసనసభలో నిన్నటిదినం ముఖ్యమంత్రి చేసిన ప్రకటన 'సత్యదూరం'గా ఉన్నదనీ, ముఖ్యమంత్రి అట్టి ప్రకటన చేయడం సభవారి హక్కులకు భంగకరమనీ సూచిస్తూ ప్రజాసోషలిస్టుపార్టీ ఉపనాయకుడు (శ్రీ సి. పి. తివారీ ప్రవేశపెట్టిన హక్కుల తీర్మానాన్ని కూడా స్పీకర్ త్రోసివేశారు.

శాంతిస్థాపనకు రాజకీయపక్షాల కృషి

అసత్య ప్రచారాన్ని అరికట్టి, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే విషయంలో ప్రభుత్వంతో అన్నివిధాలా సహకరించి పనిచేయడానికి వివిధ రాజకీయ పక్షాలవారు నేడు ఇక్కడ నిర్ణయించారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులు నేటిరాత్రి ఇక్కడ సమావేశమై ఈ విషయంలో గైకొనవలసిన చర్యలను గూర్చి చర్చించారు.

మూసిప్రాజెక్టు నిర్మాణం

జూన్‌నాటికి పరిసమాప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

రెండున్నరకోట్లు ఖర్చయే మూసి ప్రాజెక్టు పని జూన్ నాటికి పూర్తి అవుతుంది.

నల్గొండ జిల్లాకలెక్టర్ (శ్రీ ఎ. క్యూ. ఖాన్ నేడు ప్రాజెక్టు వివరాలు తెలియజేశారు.

నూనెవిత్తులపై బ్యాంకుల అప్పులు

రిజర్వుబ్యాంకు కొత్త ఉత్తరువు

బొంబాయి, ఫిబ్రవరి 10:—

వేరుసెనగ విత్తనాలు, ఇతర నూనె విత్తులపై బ్యాంకులు యిచ్చే ఋణాలకు సంబంధించిన ఉత్తరువులను రిజర్వు బ్యాంకు కొంతవరకు సవరించింది. ప్రత్తివిత్తులపై మాత్రమే వెనుకటి నిబంధనలు అమలులో ఉంటాయి.

దేశంలో వేరుసెనగ, ఇతర నూనెవిత్తుల ధరలు నిలకడగా ఉన్నందున రిజర్వు బ్యాంకు ఈ ఉత్తరువును జారీచేసింది.

బ్యాంకులు యిచ్చే అప్పుల పరిమితి 1960లో వలె ప్రతినెలకు ఒకసారి కాకుండా, 1961 మార్చి నుండి రెండునెలలకు ఒకసారి చొప్పున విధించడం జరుగుతుంది.

పరిపాలనా సంస్కరణల మంత్రివర్గ ఉపసంఘం

23న సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

పరిపాలనా సంస్కరణల మంత్రివర్గ ఉపసంఘం ఇక్కడ ఈనెల 23 న సమావేశమౌతుంది. అప్పుడు సెక్రెటేరియట్‌నూ, వివిధ శాఖల డైరెక్టరేట్‌నూ ఏకీకరించాలన్న సంస్కరణల సంఘం సిఫార్సులను పరిశీలిస్తారు.

సంస్కరణల సంఘ సిఫార్సులను ఈ ఉపసంఘం ఆరు విభాగాలుగా విభజించింది. ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తుంది.

ఈ ఉపసంఘంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, వ్యవసాయ మంత్రి, లఘు పరిశ్రమల మంత్రి ఉన్నారు.

యు. పి. కాంగ్రెస్ పరిస్థితులు

ప్రధాని, హోంమంత్రుల చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:—

ప్రధాని నెహ్రూ, నేడు హోంమంత్రి (శ్రీ పంత్, యు. పి. కాంగ్రెస్ వివాదాలను గురించి చర్చించారు. (శ్రీ సంజీవరెడ్డి, ప్రధాని, హోం మంత్రులను కలుసుకొని వారితో విడివిడిగా, ఇదే సమస్యను గురించి ముచ్చటించారు. యు.పి. గవర్నర్ డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు, హోం మంత్రి పంత్‌తోను, ప్రెసిడెంటు ప్రసాద్ తోను, యు. పి. పరిస్థితులను చర్చించారు.

యు. పి. పరిస్థితులను గురించి నేడు వీరందరి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈనెల 18 వ తేదీన సమావేశమౌతోంది. నాటికి, (శ్రీ సంపూర్ణానందన్ను, (శ్రీ బి. సి. గుప్తాలను రమ్మని అగ్రనాయకవర్గం కోరుతున్నది. గవర్నర్ ప్రసంగాన్ని (శ్రీ సంపూర్ణానంద్‌వర్గం వెలివేయడం, చాలాతీవ్రమైన విషయమని, కాంగ్రెస్ అధ్యక్షుడు (శ్రీ సంజీవరెడ్డి అన్నారుకాని, ఉభయపక్షాల వాదనలు వినకుండా, కాంగ్రెస్ హైకమాండ్ ఏనాంటిచర్యా గైకొనదని తెలియవస్తోంది. ఇరువర్గాలకు సామరస్యం సాధించడానికి అగ్రనాయకులు ప్రయత్నిస్తారట.

ప్రైవేటు రంగంలో తొలి గడియారాల ఫ్యాక్టరీ

బొంబాయిలో నెలకొల్పడానికి భారత ప్రభుత్వం ఆమోదం

బొంబాయి, ఫిబ్రవరి 10:— దేశంలో చౌక గడియారాల ఉత్పత్తిని ప్రోత్సహించేదృష్ట్యా, బొంబాయిలో ఒక గడియారాలఫ్యాక్టరీని ప్రైవేటురంగంలో నెలకొల్పడానికి భారతప్రభుత్వం ఆమోదించింది.

ఇండియా, ఫ్రాన్సుల పరస్పర సహకారంతో స్థాపించబడుతున్న ఈ ఫ్యాక్టరీని 'ఇండో—ఫ్రెంచి టైమ్ ఇండస్ట్రీస్ (ప్రైవేటు లిమిటెడ్', అని పిలుస్తారు.

ఈ కర్మాగారం ఈ సంవత్సరాంతంలో పని ప్రారంభించగలదనీ, అయిదు సంవత్సరాలలో, ఒక షిఫ్టులో పనిచేయడంద్వారానే 3,10,000 గడియారాలను ఉత్పత్తి చేయగలదనీ ఆశించబడుతున్నది.

ఈ గడియారాల కర్మాగారంలో ఇండియా తరఫు భాగస్వాములైన 'మెస్సర్స్ ఫోనిక్స్ వాచ్ కంపెనీ' వారి ప్రతినిధి నేడు పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ, గడియారాల ఫ్యాక్టరీకి అవసరమైన యంత్ర పరికరా లన్నిటిని, ఫ్రాన్సు తరఫు వాటాదారులు సరఫరా చేయగలరని తెలియజేశారు.

ఫ్యాక్టరీని రెండున్నర ఎకరాల వైశాల్యంగల స్థలంలో నిర్మించనున్నారు. 50 లక్షల రూపాయల మూలధనంతో ఈ ఫాక్టరీని ప్రారంభిస్తున్నారు.

గడియారాల నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నిటిని, ఇండియా భాగస్వాములకు తెలపడానికి కూడా ఫ్రాన్సు భాగస్వాములు అంగీకరించారు.

ఇరువురు ఇండియా ప్రవీణులు ఇందుకొరకు ఫ్రాన్సులో తరఫీదు పొందుతున్నారు కూడా.

గడియారాలలో ఉంచే 'జ్యూయల్స్' కూడా ఈ కర్మాగారంలోనే తయారుచేయబడుతాయి.

హైదరాబాద్ రెడీ బులియన్

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

వెండి:—	
ఓపెనింగ్	244.50
క్లోజింగ్	240.00
బంగారం:—	
ఓపెనింగ్	142.00
క్లోజింగ్	141.62

హైదరాబాద్ ఫార్వర్డు మార్కెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

రెడీరేట్లు:—	
ఆముదాలు	63.00
ఆముదం	14.25
వేరుశనగ బోల్డ్	75.00
వేరుశనగ క్వాలిటీ	78.50
వేరుశనగ మద్రాసు	76.50
వేరుశనగనూనె	19.25
వేరుశనగ పిట్టు	22.00
ఆవిశగింజలు	55.00
ప్రత్తిగింజలు:	38.00
,, లక్ష్మీ	39.00

హైదరాబాద్ ధాన్యం మార్కెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

పచ్చబియ్యం (పాతవి)	65.00 నుంచి 75.00
,, (కొత్తవి)	57.00 నుంచి 63.00
ముతక బియ్యం	52.00 ,, 53.00
న 19 రు	54.00 ,, 56.00
ఆక్కుళ్ళు	52.00 ,, 57.00
కుసుమ	55.00 ,, 59.00
యస్. కె. కె.	61.00 ,, 65.00
కట్‌వెం	60.00 ,, 61.00
వెం. 24 రు	65.00 ,, 66.00
డి. బి.	60.00 ,, 61.00
గోధుమ బన్సీ	58.50 ,, 65.00
జవార్ గుండు	39.00 ,, 44.00
,, జిడ్డ	29.00 ,, 33.00
,, పసుపు	31.50 ,, 32.50
పెసలు	50.00 ,, 52.50
పెసరపప్పు	66.00 ,, 68.00
కందిపప్పు చిన్నది	48.00 నుంచి 50.00
కందిపప్పు పెద్దది	54.00 నుంచి 55.00
మినుములు	53.00 నుంచి 54.00
మినుప పప్పు	69.00 నుంచి 71.00
శనగలు	44.00 నుంచి 45.50
శనగపప్పు	55.00 నుంచి 56.00
బెల్లం	28.00 నుంచి 34.00

అహమదాబాద్‌లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఉన్నరేట్లు:—

అతుల్	498
అంబికా	1096
క్యాలికో	897

కామన్వెల్త్‌లో సభ్యత్వం

దక్షిణాఫ్రికా కొత్త దరఖాస్తు చెయ్యబోదట

కేప్‌టౌన్, ఫిబ్రవరి 10:— కామన్వెల్త్‌లో దక్షిణాఫ్రికా సభ్యత్వం యథాపూర్వంగా కొనసాగడానికి వీలులేదని, తిరిగి కొత్తగా దరఖాస్తు చెయ్యాలని కామన్వెల్త్ ప్రధానుల సభ తెలియజేసేపక్షాన తమప్రభుత్వం అందుకు నిరాకరించగలదని దక్షిణాఫ్రికా ప్రధాని డాక్టర్ హెండ్రిక్‌వెర్వోర్డ్ నేడు పార్లమెంటులో రాజ్యాంగంబిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాను రిపబ్లికుగా రూపొందించడానికి ఉద్దేశించబడిన ఈబిల్లు, రెండవసారి చర్చలో ఆమోదించిన పిమ్మట పార్లమెంటు ఉభయ సభల సెలెక్టు కమిటీకి పంపబడింది.

దక్షిణాఫ్రికాలోని బెచువానాల్యాండ్, బసుటోల్యాండ్, స్వాజీలాండ్‌ల విషయంలో బ్రిటన్ తలపెట్టిన పథకాల పరంగా వాటిని యిప్పుడు దక్షిణాఫ్రికాలో కలుపుకోడానికి అవకాశం లేదని కూడా డాక్టర్ వెర్వోర్డ్ అన్నారు.

మహబూబాబాద్, ఫిబ్రవరి 10:— ఇక్కడకు ఇరవై మైళ్ళ దూరంలోగల మరిపెడ, గుండేపూడి, అబ్బయపాలెం గ్రామాలలో సోమవారం నాడు వీచిన పెనుగాలికి 200 చెట్లు పడిపోయినయి. అందులో 60 దాకా మామిడిచెట్లు. మరిపెడలో యాభైవేల రూపాయల వరకూ ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా.

22 రోజుల వ్యవధిలో ఇద్దరు శిశువుల జననం

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)
శాన్‌మాటియో (కాలిఫోర్నియా), ఫిబ్రవరి 9:— బెల్మాంట్ ప్రాంతానికి చెందిన శ్రీమతి విష్ట్ అనే ఒక ఆవిడ 22రోజులవ్యవధిలో కవలపిల్లలను ప్రసవించినట్లు ఆమెకు చికిత్స చేసిన వైద్యుడు నేడు వెల్లడించాడు.

శ్రీమతి విష్ట్ వయస్సు 40 సంవత్సరాలు. బెల్మాంట్‌లోని ఒక బొగ్గు ఉత్పత్తిదారు భార్య ఈవిడ. జనవరి 9 వ తేదీన ఆసుపత్రిలోజేరి ఒక ఆడపిల్లను ప్రసవించింది. కాని, తల్లికి నెలలు నిండకముందే మూడు నెలలు ముందుగా పుట్టడంవల్ల, రెండురోజుల తర్వాత ఆపిల్ల చనిపోయింది.

ఆయితే తల్లి కడుపులో అప్పటికి మరొక బిడ్డకూడా పెరుగుతున్నది. విశేషం ఏమిటంటే వైద్యుడు వెంటనే ఈ బిడ్డను బైటికి తీయలేదు. తల్లి కడుపులో మరికొంతకాలం ఉంటే మంచిదన్న అభిప్రాయంతో 22 రోజులవరకు గడువు ఇచ్చాడు. జనవరి 31 వ తేదీన తల్లి ప్రసవించింది. ఈసారికూడా ఆడపిల్లే. మాతాశిశువులు క్షేమంగా ఉన్నారు. బిడ్డకు అపాయం కలగకుండా వైద్యుడు ఆమెను ఒక ప్రత్యేకమైన ఇన్క్యుబేటర్‌లో ఉంచాడు.

తాజా వార్తలు

జమ్ము, ఫిబ్రవరి 10:— ఈనెల నాల్గవ వారంలో కాశ్మీరు సందర్శించవలసియున్న ప్రధాని నెహ్రూ అక్కడ తన పర్యటనను, విదేశ పర్యటన ముగించుకు వచ్చేంతవరకు వాయిదా వేసుకన్నట్లు నేడు తెలియవచ్చింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:— భారత మాజీ కమ్యూనిస్టుల అసోసియేషన్ పేరుతో మాజీ కమ్యూనిస్టుల మహాసభ ఒకటి ఫిబ్రవరి 14 న ఇక్కడ జరుగుతుంది.

దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మాజీ కమ్యూనిస్టు ప్రతినిధులు దాదాపు 200 మంది వరకు ఈ మహాసభకు హాజరు కాగలరని భావించబడుతున్నది.

జబల్‌పూర్, ఫిబ్రవరి 10:— జబల్‌పూర్ సమీపంలో గల గర్హా గ్రామీణ ప్రాంతంలో ఒకరు కత్తిపోట్లకు లోనై మరణించినట్లు ఇవ్వాళరాత్రి ఇక్కడకు అధికారికంగా చేరిన వార్తలు ననుసరించి తెలుస్తున్నది.

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 10:— లుముంబా, ఆయన అనుచరులు కైదునుంచి పారిపోయారనే వార్తలను సమితి అధికారులు, సామరస్యసాధక సంఘ సభ్యులు శంకిస్తున్నారు. లుముంబా మరణ వార్తలను కప్పిపుచ్చడానికి ఇది ఒక ఎత్తు ఏమోనని వారు భయపడుతున్నారు.

"ఆయనను బహుశా కాల్చి చంపివుంటారు" అని సమితి సామరస్యసాధక సంఘ సభ్యులలో ఒకరన్నారు.

(లుముంబా మరణించాడనే వార్తలు గత నాలుగురోజులుగా పదే పదే వస్తున్నవి. లుముంబాను కలుసుకొన నివ్వవలసిందని సామరస్య సాధక సంఘం కోరుతున్న కోర్కెను ప్రెసిడెంట్ కసావుబూ ఆదేశానిగా జాగుచేయడంవల్ల కూడా ఈ అనుమానాలు మరీ ప్రబలుతున్నవి).

లుముంబా ప్రభుతులను వుంచిన జైలును బెల్జియన్ అధికారులు గట్టిగాకాపలా కాస్తున్నారనీ, అక్కడినుంచి వారు తప్పించుకు పోవడం కష్టమనీ ఇక్కడి పరిశీలకులు భావిస్తున్నారు.

మహారాష్ట్రలో నాలుగురోజులు పర్యటించేందుకుగాను ఫైనాన్స్ కమిషన్ నేడు బొంబాయికి వచ్చింది.

కెన్నడీని కృశ్చేవ్ ఆహ్వానించే సూచన

తొలి సంప్రదింపులు సవ్యంగా సాగితే సంభవమట

లండన్, ఫిబ్రవరి 10:— అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీతో ప్రాథమిక సంభాషణలు సవ్యంగా సాగితే ఆయనను సోవియెట్ యూనియన్‌కు, సోవియెట్ ప్రధానమంత్రి శ్రీ నికితా కృశ్చేవ్ ఆహ్వానించవచ్చునని ఒక కమ్యూనిస్టు వర్గంవారు నిన్న నిక్కడ తెలియజేశారు.

మామూలుగా అందరూ అనుకుంటున్నట్లు, మార్చి 7న తిరిగి ప్రారంభం కానున్న మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడానికి గాను న్యూయార్కుకు శ్రీ కృశ్చేవ్ గనుక వెడితే, ఉభయులూ కలుసుకొనడం జరుగవచ్చు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 9:—

నేటి ఓపెనింగ్	32.30
నేటి క్లోజింగ్	32.38

జనాభాలెక్కలు

(1 వ పేజీ తరువాయి)

అత్యావశ్యక మవుతున్నదని, ప్రతి పథకానికి ఇవి అవసర మౌతున్నవని వివరించారు. ఈ సందర్భంలో సేకరించే వివరాలన్నీ చట్టం ప్రకారం రహస్యంగా ఉంచబడగలవనీ, వీటిని ఏవ్యక్తికి అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని సాక్ష్యంగా ఉపయోగించటం నిషేధించ బడినదని ఆయన వివరించారు.

అందుచేత రాష్ట్రంలోని ప్రతివ్యక్తి జనాభా లెక్కలసేకరణ కార్యక్రమానికి, సిబ్బందికి సహకరించి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇయ్యవలసిందిగా గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో దాదాపు 60 వేలమంది ఈలెక్కల సేకరణలో పనిచేయబోతున్నారనీ, వారిపని కష్టమైనదేఅయినప్పటికీ వారందరు దృఢసంకల్పంతో దీక్షతో తమకార్య భారాన్ని నిర్వర్తించ గలరని ఆశిస్తున్నానని అంటూ వారికృషి సఫలంకావాలని ఆయన తన ఆకాంక్ష తెలిపారు.

బొంబాయిలో

బొంబాయి నగరంలో నేటి ఉదయం 10 వేలమందిజనాభాలెక్కలసేకరణకుఉపక్రమించారు.

బొంబాయి మేయర్ శ్రీ వి. ఎన్. దేశాయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై. బి. చావన్ నేటి ఉదయం మొట్టమొదట సమోదైనవారిలో ఉన్నారు.

మహారాష్ట్రలో లక్షమంది జనాభా లెక్కలను సేకరించటంలో నిమగ్నమయ్యారు.

ముఖ్యమంత్రి శ్రీ చావన్ ఈ సందర్భంలో ఒక సందేశమిస్తూ ప్రజలందరు ఈకృషికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ దేశాయ్ కూడ ఇలాగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విజయవాడ, ఫిబ్రవరి 10:— ఉ. 7—30 నుండి "కఠోపనిషత్" ఉపన్యాసం: శ్రీ గుళ్లపల్లి బుచ్చిరామశాస్త్రి, 9—30 శ్రీనివాస కల్యాణోత్సవం, మ. 12—30 సంకీర్తన, 2—00 "అంబరీష" హరికథ: శ్రీ నందిపాటి వెంకటరామయ్య, సా. 4—00 ఉపన్యాసం: శ్రీ కలగ ఆంజనేయశాస్త్రి, 5—30 యోగాసన ప్రదర్శన: శ్రీ గర్రె వీరరాఘవగుప్త, 6—30 ఉపన్యాసం: శ్రీ జటావల్లభుల పురుషోత్తం, రా. 8—00 ఉపన్యాసం: శ్రీ గోవిందలూరి రామకృష్ణశర్మ, 9—30 "త్యాగరాజ" హరికథ: శ్రీ నేలనూతుల లక్ష్మీనారాయణశాస్త్రి.

"రష్యా ఉపగ్రహంలో మనుష్యుడు లేడు"

త్వరలోనే అది వాతావరణంలో ప్రవేశించి భస్మంకాగలదని సోవియెట్ శాస్త్రవేత్త ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 10:— ఆరురోజులక్రిందట రోదసిలోకి రష్యా ప్రయోగించిన ఆరున్నర టన్నుల ఉపగ్రహంలో మనుష్యుడు లేడని, మరే ప్రాణిగూడా అందులో లేదని సోవియెట్ విజ్ఞానపరిషత్‌కు అనుబంధంగాఉన్న రోదసీయాన వ్యవహారాలసంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లియొనాడ్ సెడోవ్ నేడుప్రకటించారు.

'ప్రావ్దా' పత్రిక కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపగ్రహంలో మనుష్యుడు ఉన్నట్లు పాశ్చాత్య దేశాలలో వెలువడిన వార్తలు నిజంకావని స్పష్టం చేశారు.

రోదసి పరిశోధనలకు అవసరమైన పరికరాలు ఉపగ్రహంలో ఏర్పాటుచేయలేదని, ఎక్కువ బరువున్న ఉపగ్రహాన్ని నిర్దిష్టమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టడమే ఈ ప్రయోగంయొక్క ప్రధానలక్ష్య మని ప్రొఫెసర్ సెడోవ్ వివరించారు.

ఉపగ్రహాన్ని భూమికి తిరిగి రప్పించడానికి అవసరమైన ఏర్పాట్లుచేయలేదని ప్రొఫెసర్ సెడోవ్ అన్నారు.

కొద్దిరోజులలో భూమి వాతావరణంలో ఉపగ్రహం ప్రవేశించి పూర్తిగా భస్మమైపోగలదని ప్రకటించారు.

సోవియెట్ ఉపగ్రహాన్ని గత శనివారంనాడు ప్రయోగించారు. అప్పటినుండి ఇప్పటివరకు అది భూమిచుట్టూ ప్రదక్షిణంచేస్తూనే ఉంది.

సంకేతధ్వనులు గురించి, ఉపగ్రహ పరిభ్రమణమార్గం గురించి రష్యన్ శాస్త్రజ్ఞులు ఎలాంటి వివరాలను వెల్లడిచేయనందున, పాశ్చాత్య దేశాలలోని శాస్త్రజ్ఞులు ఈ ఉపగ్రహాన్ని స్పష్టంగా పరిశీలించలేకపోయారు.

లంక ప్రధాని హత్యకేసు

సుప్రీంకోర్టులో ప్రధాన ముద్దాయి విచారణ

కొలంబో, ఫిబ్రవరి 10:— లంక ప్రధాని స్వర్గీయ భండారనాయకే హత్యకేసులో ప్రధాన ముద్దాయి సోమరామ థెరోను సుప్రీంకోర్టు నిన్న రోజారోజంతా విచారించింది. నిన్నటి విచారణలో ప్రధానంగా కేసుకు సంబంధించిన కొన్ని న్యాయసూత్రాలపై తర్జన భర్జనలు జరిగాయి.

ఈ విచారణ గతనాలుగురోజులుగా సాగుతున్నది. కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలను దయచేసి ప్రచురించవద్దని పత్రికలవారికి కోర్టువారు సలహా ఇచ్చారు.

కోయంబత్తూరు, ఫిబ్రవరి 10:— కేంద్ర వ్యవసాయమంత్రి డాక్టర్ పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ నిన్న యిక్కడ బహుళార్థ ప్రయోజక ఆహార యూనిట్‌ను సందర్శించారు. పిమ్మట ఆయన బొంబాయివీదుగా బెంగుళూర్‌కు విమానంలో బయలుదేరారు.

నల్లగొండ జిల్లాకు 575 కొత్త బావులు

రాష్ట్రప్రభుత్వంచేరు 4.31 లక్షలు మంజూరు

హైదరాబాద్, ఫిబ్రవరి 10:— నల్లగొండజిల్లాలో సేద్యం చేయడానికి ఉపయోగపడే 575 కొత్త బావుల త్రవ్వకానికి ఈ సంవత్సరం ప్రభుత్వం రు. 4.31 లక్షలు మంజూరు చేసింది.

ఈ జిల్లాలో కరువు పరిస్థితి ఏర్పడినప్పుడు సాగుకు పనికివచ్చే 75 నూతులను ప్రభుత్వం మంజూరుచేసింది. అదనంగా ఇప్పుడు 575 బావులను మంజూరుచేసింది.

నూతులు త్రవ్వాలనుకునే రైతులకు అప్పులు, సబ్‌సిడీలు ఈపథకం ప్రకారం రివిన్యూశాఖ ఇస్తుంది. బావులు త్రవ్వడానికి అయ్యే ఖర్చులో కొంతభాగం మాత్రమే ముందుగా ప్రభుత్వం అప్పురూపంలో ఇస్తుంది. త్రవ్వకం సంతృప్తికరంగా ఉంటే అప్పు సబ్‌సిడీగా ఎంచబడుతుంది.

విధివిలాసం

హైదరాబాద్, ఫిబ్రవరి 10:— బోలక్‌పూర్ ప్రాంతంలో వధువు ఇంట మొన్నటి మంగళవారం, వివాహ మండపంలో మంగళసూత్రం ముడివేసి, వరుడు శ్రీ బదరీనారాయణ్, వధువుతో హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేయుచుండగా జరీతలపాగ మండపానికి దీపాలంకారం కోసం ఉంచిన విద్యుత్ తీగకు తగిలి వరుడు వెంటనే అసువులు గోల్పోయాడు. ఆనందబాష్పాలు శోకధారలుగా హాసం, ఏడ్పుగా పరిణమించాయి.

బోనస్ కమిషన్ అధ్యక్ష పదవి

శ్రీ మెహర్ ఉండరాదన్న యజమానుల వాదానికి కేంద్ర కార్మికమంత్రి శ్రీనందా తిరస్కృతి

ఢిల్లీ, ఫిబ్రవరి 10:— బోనస్ కమిషన్ అధ్యక్షుడుగా శ్రీ ఎం. ఆర్. మెహర్‌నుకాక మరొకరిని నియమింపచేయటానికి యజమానుల ప్రతినిధులు నేడు ప్రయత్నించి విఫలమయ్యారు.

అయితే ఈ కమిషన్ త్రైపాక్షిక సంఘంగా విస్తరించే విషయంలో తమ అభిప్రాయాలు తెలియచేయటానికి వీరికి ప్రభుత్వం నేడు ఆరు వారాలు వ్యవధి ఇచ్చింది.

బోనస్ కమిషన్ నిర్మాణం గురించి, అది పరిశీలించవలసిన విషయాలను గురించి యజమానుల ప్రతినిధులు, కార్మికుల ప్రతినిధులు నేడు కేంద్ర కార్మిక మంత్రి శ్రీ జి. ఎస్. నందాను కలిసికొని చర్చించారు.

బోనస్ కమిషన్ అధ్యక్షుడుగా శ్రీ మెహర్ ఉండరాదన్న వాదాన్ని కార్మికమంత్రి తిరస్కరించారు. కార్మిక ప్రతినిధులు కూడ వ్యతిరేకించారు. అయితే ఈ కమిషన్‌తో కార్మికుల ప్రతినిధులకు, యజమానుల ప్రతినిధులకు కూడ అవకాశం ఇయ్యటానికి శ్రీ నందా తన సుముఖతను సూచించారు. ఈ కమిషన్ పరిశీలించవలసిన విషయాలను కార్మిక ప్రతినిధులతో, యజమానుల ప్రతినిధులతో సంప్రతించి నిర్ణయించటానికి ప్రభుత్వం చూస్తున్నదని కూడ కార్మిక మంత్రి తెలియచేశారు.

యజమానుల ప్రతినిధులు తమ తమ సంస్థలతో సంప్రతించిన మీదటనే తమ అభిప్రాయాలు తెలుపగలమని చెప్పగా మంత్రి వారికి 6 వారాలు వ్యవధి ఇచ్చారు.

యజమానుల ప్రతినిధులు నేడు ప్రధాని శ్రీ నెహ్రూను, కార్మిక మంత్రిని విడివిడిగా కలిసికొని బోనస్ కమిషన్ అధ్యక్షుడుగా శ్రీ మెహర్ కాక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గాని లేక హైకోర్టు న్యాయమూర్తిగాని ఉండాలని గట్టిగా కోరారు.

నేటి సమావేశంలో కూడ యజమానుల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పునరుద్ఘాటించారు. బోనస్ కమిషన్ ఏర్పాటుచేయాలన్న భావానికి తాము వ్యతిరేకులము కామనీ, పైగా దానిని తాము ఆహ్వానిస్తున్నామనీ, అయితే ఆకమిషన్ ప్రభుత్వం లోగడ వాగ్దానం చేసిన రీతిగా ఉన్నతాధికార కమిషన్‌గా ఉండాలని తాము కోరుతున్నామని వారు చెప్పారు.

బోనస్ కమిషన్ అధ్యక్షుడుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తినో లేక హైకోర్టు న్యాయమూర్తినో నియమించటం సాధ్యంకాదనీ, పైగా శ్రీ మెహర్‌కు కూడ హైకోర్టు న్యాయమూర్తి పదవి ఇస్తామని లోగడే అడగటం జరిగినదనీ ఆయన అనుభవజ్ఞుడు సమర్థుడు కనుక ఈ నియామకానికి అంగీకరించటం మంచిదనీ శ్రీ నందా యజమానుల ప్రతినిధులకు వివరించినట్లు తెలుస్తున్నది.

నూనెఅన్వేషణలోవిదేశ కంపెనీలకు అవకాశం

ఇండియా ఇవ్వాలని అమెరికా కోరుతున్నట్లు శ్రీ మొరార్జీదేశాయ్‌కి శ్రీ బి. కె. నెహ్రూ లేఖ

('ఆంధ్రప్రభ' విలేఖరి) న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:— విదేశ నూనె కంపెనీల పట్ల భారతప్రభుత్వం అవలంబిస్తున్న విధానం మార్చుకోవాలని అమెరికా ప్రభుత్వం కోరుతున్నదని వాషింగ్‌టన్‌లోని ఇండియా ఆర్థిక వ్యవహారాల కమిషనర్ ఆర్థిక మంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్‌కి వ్రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తున్నది.

ఇండియాలో నూనె అన్వేషణ హక్కులను కోరుతున్న విదేశ కంపెనీలను భారతప్రభుత్వం ప్రోత్సహించాలని అమెరికా అభిప్రాయపడుతున్నదట. నూనె అన్వేషణకు విదేశ కంపెనీలను వినియోగించినప్పుడు, ప్రభుత్వందగ్గర మిగులు తేలే డబ్బును యితర కార్యక్రమాలకు ఉపయోగించవచ్చునని అమెరికా భావిస్తున్నది.

ప్రపంచబ్యాంకుకూడా వెనుక ఇదే సూచన చేసింది. భారతదేశంలో సాంకేతిక విజ్ఞానం ఆర్థికవనరులకొరత ఉన్నందున, నూనె అన్వేషణలో బాగా అనుభవం ఉన్న విదేశ కంపెనీల సహాయాన్ని కోరడం మంచిదని ప్రపంచబ్యాంకు సూచించింది.

అమెరికా ఈసూచనలు చేయడానికి కారణాలు ఉన్నాయి. ఇంతవరకు భారతప్రభుత్వం కమ్యూనిస్టు దేశాల సహాయంతోనే నూనె అన్వేషణ కొనసాగిస్తున్నది. ఈ అన్వేషణలో అనేకప్రాంతాలలో సత్ఫలితాలు కలిగాయి. అమెరికా దీనిని గమనించి విదేశకంపెనీలను నూనె అన్వేషణలో ప్రోత్సహించడం అవసరమని అభిప్రాయపడుతున్నది.

నూనె అన్వేషణలో విదేశకంపెనీలను సాధ్యమయినంతమేరకు ప్రోత్సహిస్తూనే ఉన్నామని కేంద్ర నూనెగనులశాఖ భావిస్తున్నది. ప్రైవేట్ పెట్టుబడిదారులకు ప్రభుత్వ అస్సాంలోని నాహర్కాటియా ప్రాంతంలో నెలకొల్పిన ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కంపెనీని పేర్కొంటున్నారు. ఇతర విదేశ కంపెనీలు ప్రభుత్వంతో సహకరించి జాయింట్ కంపెనీలను ఏర్పాటుచేయడానికి ముందుకు రాలేదని, కాలానికి అనుగుణంగా వారు తమ పద్ధతులను మార్చుకోవడం లేదని నూనె గనులశాఖ అభిప్రాయపడుతున్నది.

'అన్నీ ఉన్నాయిగాని అసలువాడు లేడు'

భోపాల్, ఫిబ్రవరి 10:— మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నయాగోవాన్ అన్న గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ ఉన్నాయిగాని అసలువాడు మాత్రం లేడు. అంటే డాక్టరు లన్నమాట. ఇలా ఈ అసలువాడు లేకపోవడం ఉన్నది తొమ్మిదేళ్లుగా సాగుతున్నదట.

మధ్యప్రదేశ్ ఆరోగ్యమంత్రిణి రాణి పద్మావతి నిన్నటిదినం ఇక్కడ విధాన సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పై అపూర్వ విషయాన్ని వెల్లడించారు. 1961 జనవరినాటికి మధ్యప్రదేశ్‌లో ఇలా అనాథంగా ఉన్న ఆసుపత్రులు మరొక 35 ఉన్నాయని కూడా ఆవిడ ఉద్ఘాటించారు.

కౌలుదారీ బిల్లు పరిశీలక సంఘ సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 10:— ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ బిల్లు సంయుక్త పరిశీలక సంఘం ఫిబ్రవరి 14న జ్యూబిలీ భవన కౌన్సిల్ హాలులో సమావేశమవుతుంది.

రాణిఖేట్ ఉపఎన్నిక శ్రీ గుప్తాచే నామినేషన్ పత్రందాఖలు

రాణిఖేట్, ఫిబ్రవరి 10:— రాణిఖేట్ దక్షిణ నియోజకవర్గం నుంచి రాష్ట్ర విధాన సభకు జరిగే ఉపఎన్నికలో అభ్యర్థులుగా యు. పి. ముఖ్యమంత్రి శ్రీ సి. బి. గుప్తా (కాంగ్రెసు), శ్రీ లక్ష్మణ్‌సింగ్ అధికారి (కాంగ్రెసు) శ్రీ గోవిందసింగ్‌మెహ్రా, (పి. ఎస్. పి)లు నేడు నామినేషన్‌లు దాఖలుచేశారు.

శ్రీ పూరన్ ప్రకాశ్ కార్గేటి (సోషలిస్టు)కూడ నిన్న తన నామినేషన్ పత్రం దాఖలుచేశారు.

నామినేషన్లు దాఖలుచేయటానికి నేడు తుది రోజు.

నామినేషన్ దాఖలుచేయటం కోసం లక్నో నుంచి నేటి మధ్యాహ్నం ఇక్కడకు వచ్చిన శ్రీ గుప్తాకు స్థానిక ప్రజలు, ఆ నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలు బ్రహ్మాండమైన స్వాగతమిచ్చి ఊరేగింపు జరిపారు.

మదరాసు, ఫిబ్రవరి 10:— మదరాసు హైకోర్టు నేటి మధ్యాహ్నం, కమ్యూనిస్టు శాసనసభ్యుడు శ్రీ యం. కల్యాణసుందరం, పార్లమెంటుసభ్యుడు శ్రీ పి. రామమూర్తిగార్లకు కోర్టుధిక్కారనేరం క్రింద వంద రూపాయలు జరిమానా విధించినది. జరిమానా చెల్లించని ఎడల వారు ఆరునెలలు ఖైదుశిక్ష అనుభవించవలసి ఉంటుంది.

సోవియెట్ ప్రెసిడెంట్ విమానంపై కాల్పులు

(1 వ పేజీ తరువాయి)

ఫ్రెంచి వార్తా ఏజెన్సీకు ఆక్షేపణనంత దిష్టా, మెడిటరేనియన్ సముద్రంలో అంతర్జాతీయ జలాలపై ఎగురుతూ మొరాకో రాజధాని రాబాట్ చేరుకొంటూ వుండగానే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.

విమానానికి కలిగిన నష్టం సంగతిని ఈఆక్షేపణలో రష్యా పేర్కొనలేదు.

తమ అతిథులపట్ల యింత అమర్యాదకరంగా ఫ్రాన్సు ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని మొరాకో సమాచారశాఖా మంత్రి శ్రీ అలాక్సీ అన్నారు.

ప్రెసిడెంట్ బ్రెజినేవ్ ఆతర్వాత రాబాట్ చేరుకోగానే మొరాకోరాజు మహమ్మద్ స్వాగతమిచ్చారు.

ఫ్రాన్సు ఆరోపణ

అల్జీర్స్, ఫిబ్రవరి 10:— నిన్న జరిగిన ఫ్రెంచి—సోవియట్ విమాన సంఘటన ఫ్రెంచి సైనికాధికారులు విచారించగా సోవియట్ ప్రెసిడెంట్ లియోనిడ్ బ్రెజ్నేవ్‌ను రాబట్‌కు తీసుకు వెడుతున్న సోవియట్ విమానం "చాలా అక్రమాలు, హెచ్చుమీరడాలు జరిపిన" దని వెల్లడయింది. ఈ విమానం ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించబడిన మార్గంకంటె బాగా దక్షిణంగా ప్రయాణం చేసినట్లు అల్జీరియాలోని ఫ్రెంచి సమాచార శాఖాధికారి ఒకరు యివాళ ప్రకటించారు.

సోవియట్ విమానం అల్జీర్స్‌కు ఉత్తరాన మెడిటరేనియన్ పైన ఎగిరి వెడుతూండగా దానిని హెచ్చరిస్తూ ఫ్రెంచి ఫైటర్ విమానం ఒకటి కాల్పులు జరిపింది. ఈ సంఘటనపై సోవియట్ ప్రభుత్వం ఫ్రాన్సుకు గతరాత్రి తీవ్రమైన నిరసన తెలియజేసింది.

"ఇల్యూషిన్ 18" విమాన ప్రయాణం విషయాన్ని ఫ్రెంచి అధికారులకు తెలియజేసే నందున అందులో ప్రయాణించేసే వారిహోదా యేమిటో సోవియట్ అధికారులు తెలియజేయలేదని కూడా ఈ ప్రకటన వెల్లడించింది.

రష్యాచే ప్రత్యారోపణ

రాబట్, ఫిబ్రవరి 10:— ఫ్రెంచి ఫైటర్ విమానం కాల్పులు జరిపినప్పుడు సోవియట్ ప్రెసిడెంట్ బ్రెజ్నేవ్ ప్రయాణం చేస్తున్న విమానం మధ్యధరా సముద్రపు ఫ్రెంచి మండలంలో ప్రయాణం చేస్తున్నదనడం సరికాదని రాబట్‌లోని సోవియట్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరన్నారు.

ఫ్రెంచి డెలిగేట్ జనరల్ కార్యాలయపు సమాచారశాఖ డైరెక్టర్ జేక్వెస్‌కూవ్‌డీఫెజాక్ గురువారం సాయంత్రం అల్జీర్స్‌లో చేసిన ప్రకటనను మేము గమనించామని సోవియట్ సమాచారశాఖోద్యోగి ఎస్. కుదాష్కిన్ తెలియజేశారు. ఫ్రెంచి ఫైటర్ విమానం వెంటాడినప్పుడు సోవియట్ విమానం మెడిటరేనియన్‌లోని ఫ్రెంచి మండలంలో ప్రయాణం చేస్తున్నదని కూడ డీఫెజాక్ ప్రకటించారు. ఇది అబద్ధం అబద్ధమని మీకుచెప్పగలనని కుదాష్కిన్ అన్నారు.

'మధ్యప్రదేశ్‌లో బస్తర్ మహారాజా ప్రవేశంపై నిషేధంకాని, వారంటుగాని లేదు'

—శాసనసభలో మంత్రి ప్రకటన

భోపాల్, ఫిబ్రవరి 10:— మధ్యప్రదేశ్‌లోనికి బస్తర్ మహారాజా ప్రవేశాన్ని నిషేధిస్తూకాని, మధ్యప్రదేశ్‌కు వచ్చిన పక్షంలో ఆయన్ను అరెస్టుచేయాలనికాని, రాష్ట్రప్రభుత్వం ఉత్తరువు లేవీ జారీచేయలేదని, డిప్యూటీ హోం మంత్రి శ్రీ యన్. ఆర్. దీక్షిత్ నేడు విధాన్‌సభలో ప్రకటించారు.

బస్తర్ మహారాజాను గూర్చి విధాన్‌సభలో కొందరుసభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీ దీక్షిత్ పై విషయాన్ని ప్రకటించారు.

బస్తర్ మహారాజాను, కొన్నాళ్ళపాటు తన జిల్లా వదిలి వెళ్ళవలసిందిగా, ముఖ్యమంత్రి శ్రీ కె. యన్. కట్జూ సలహా నివ్వడానికి గల కారణాలు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా బహిరంగపరచడానికి వీలులేదని కూడా శ్రీ దీక్షిత్ అన్నారు.

బస్తర్ మహారాజా సాగిస్తున్న అభ్యంతరకర కార్యకలాపాలను ప్రభుత్వం ఎన్నాళ్ళు సహించి వూరుకొనగలదని కాంగ్రెస్ శాసనసభ్యుడూ శ్రీ ఉమారావ్‌సింగ్ ప్రశ్నించగా డాక్టర్ కట్జూ అందుకు సమాధానమిస్తూ, భారతప్రభుత్వమూ, రాష్ట్రప్రభుత్వమూ, ఈవిషయంఆలోచిస్తున్నవని అన్నారు.

బస్తర్‌లో శాంతిభద్రతలను, కాపాడేదృష్ట్యా మహారాజును ఆ జిల్లా విడిచి వెళ్ళవలసిందిగా సలహా నివ్వడం జరిగిందని, డాక్టర్ కె. యన్. కట్జూ వివరించారు.

బస్తర్ జిల్లాలోని ఆదివాసులలో అశాంతి, అసంతృప్తి ఉన్నవని వినవస్తున్న వార్తలు నిజం కావని, ప్రస్తుతం ఆ జిల్లాలో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నవని ముఖ్యమంత్రి శ్రీకట్జూ వివరించారు.

జబల్‌పూర్‌లో ప్రశాంత పరిస్థితి

సాగర్‌లో మరొక ఇద్దరి మరణం

భోపాల్, ఫిబ్రవరి 10:— మత వైషమ్యాలు చెలరేగిన జబల్‌పూర్, దాని పరిసర పట్టణాలు మొత్తంమీద ప్రశాంతంగా ఉన్నవని నేటిరాత్రి ఇక్కడ అధికారరీత్యా ప్రకటించారు.

సాగర్‌లో మాత్రమే కొద్దిగా కొట్లాటలు జరిగినవనీ, ఇరువురు మరణించారనీ, భోపాల్‌లో విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలుపుతున్నది. నిన్నటినుంచి సాగర్‌లో మరణించినవారి సంఖ్య మొత్తం 5 అయింది.

జబల్‌పూర్‌లోను, ఇతర పట్టణాలలోను నేడు ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు తిరిగి కర్ఫ్యూ విధించ బడింది.

జబల్‌పూర్‌లోను ఇతర ప్రాంతాలలోను మొత్తం 28 మంది మరణించారని అధికార పూర్వకమైన అంకెలు తెలుపుతున్నవి. వీరిలో 20 మంది జబల్‌పూర్‌లోను మిగిలినవారు ఇతర చోట్ల మృతిచెందారు.

ఏది ఏమైనా ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటానికి దృఢనిశ్చయంతో ఉన్నదని ముఖ్యమంత్రి డాక్టర్ కట్జూ నేడు ప్రకటించారు.

డాక్టర్ కట్జూ నేడు భోపాల్ రేడియో స్టేషన్‌నుంచి ప్రసంగిస్తూ వదంతులకు మోసపోక శాంతిని నిలబెట్టవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

అంబాలా, ఫిబ్రవరి 10:— కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి, రాష్ట్రం కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశానికి హాజరయ్యే నిమిత్తం అంబాలా మీదుగా జలంధర్‌కు వెడుతూ ఉండగా, త్రోవలో ఆయన కారును ఆపుచేయడానికి యత్నించిన ఇరువురు జనసంఘం ప్రదర్శకులను పోలీసులు ఇవ్వాళ మధ్యాహ్నం అరెస్టు చేశారు.

అంబాలా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడూ శాసనసభ్యుడు శ్రీ ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ నాయకత్వాన స్థానిక కాంగ్రెసువాదులు శ్రీ యన్. సంజీవరెడ్డికి బ్రహ్మాండమైన స్వాగతమిచ్చారు.

శరీర మంతటిని పరిమళముతో తాజాగా ఉంచును
దేహమంతా, రోజంతా తాజాదనము పొందుటకు పటువలె మెత్తనిది, మృదువైనదీ, సౌమ్యమైన ఔషధములు చేర్చబడినది మరియు తేలికైన సువాసనగలదగు కుటికురా టాల్కం పౌడరు రాసుకోండి.
కుటికురా
సౌమ్యమైన ఔషధములుగల
టాల్కం పౌడరు

గరీబ్ — అహింసా మార్గం



సహకార సంఘం ఏర్పాటు చేయటానికి మనం వేసిన పథకాన్ని మన ప్రక్కాయన కాలారాం విమర్శిస్తున్నాడు

అయితే ఆయనను ఆ సంఘంలో ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పు.

మన పథకాన్ని ప్రతికూలిస్తుంటే అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి

అతన్ని మాట్లాడకుండా చేయటానికి అదొక్కటే మార్గం



ఇటీవల ఆంధ్రప్రభ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంక్రాంతి కథల పోటీ బహుమతి ప్రదానోత్సవ సభలో పబ్లిక్‌వర్క్స్ శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు ప్రసంగిస్తున్న దృశ్యం

జబల్పూరులో కర్ఫ్యూ పొడిగింపు

—: x :—

మృతులసంఖ్య 18 వరకు పెరుగుదల

జబల్‌పూర్, ఫిబ్రవరి 10 :—

జబల్పూరులో 36 గంటలపాటు విధించబడిన కర్ఫ్యూ నేటి ఉదయంతో ముగిసింది. అయితే పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చే ఉద్దేశంతోను తిరిగి అల్లర్లు చెలరేగకుండా ముందరే తగు జాగ్రత్తలో ఉండడానికిగాను కర్ఫ్యూ నిబంధనలు రేపు ఉదయం వరకు పొడిగించబడ్డాయి.

అయితే ప్రజలు బైటికివచ్చి తమకు అవసరమైన సరుకులను కొనుక్కొనడానికి వీలుగా మధ్యాహ్నం 3, 5 గంటల మధ్య రెండుగంటలపాటు కర్ఫ్యూ నిబంధనలు సడలించబడతాయని జిల్లా మేజిస్ట్రేట్ ప్రకటించారు. నగరంలోని హనుమంతాల్ చెరువునుంచి నేటి ఉదయం మరొక శవం బైటికి తీయబడింది. దీనితో అల్లర్లలో చనిపోయినవారి సంఖ్య 18 వరకు పెరిగింది.

ఉదయంపూట కర్ఫ్యూ విరామ సమయంలో అనేకమంది ప్రజలు దినవెచ్చాల నిమిత్తం కొంతసేపు వీధులలోతిరిగి తర్వాత ఇళ్లకువెళిపోయారు.

ఉదయం పదిగంటల తర్వాత దుకాణదార్లు కూడా అంగళ్లు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. విద్యాసంస్థలు నేడుకూడా మూసివేయబడే వున్నాయి. వ్యాపారసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బంది చాలామంది పనులకు వెళ్లలేదు.

కర్ఫ్యూ నిబంధనలను పొడిగించడంతో పోలీసుల హడావిడి మరింత ఎక్కువయింది. ఎక్కడ, ఏవీధిమొగల్లో చూసినా గస్తీపోలీసుదళాలే.

వీరు తప్పించి నగరంయావత్తూ దాదాపు నిర్జనమైపోయి మకిలిపట్టినమోహంతో జోగుతున్నట్టుగా ఉంది. గతనాలుగురోజులుగా వీధులను శుభ్రంచేయడం జరగలేదేమో ఎక్కడ చూసినా పెంట కుప్పలుకుప్పలుగా పోగుపడి ఉంది.

జనాభాలెక్కల నిలుపుదల

అల్లర్లు, వాటిని పురస్కరించుకొని విధించబడిన కర్ఫ్యూ ఫలితంగా దేశంలో మిగతా అన్ని ప్రాంతాలతోపాటు జరుగవలసిఉన్న జనాభా లెక్కలు నేడు ఇక్కడ నిలిపివేయబడ్డాయి.

నగరంలోని అనేక ప్రాంతాలలో మూడు రోజులనుంచి ఉత్తరాల బట్వాడాకూడా సాగడంలేదు. పరిస్థితి ఏవిధంగా ఉన్నదీ తెలియజెయ్యాలని కోరుతూ బంధువులు, మిత్రుల నుంచి పట్టణవాసులకు టెలిగ్రాములు కుప్పలుకుప్పలుగా వచ్చిపడుతున్నాయి. కాని వాటిని అందజేయడమంట్టుకు జరగడంలేదు.

పరిస్థితిని స్వయంగా చూడడానికిగాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కైలాసనాథ్‌కట్జూ నేటి ఉదయమే ఇక్కడికి వచ్చారు. అయితే తిరిగి నేటిసాయంత్రమే ఆయన భోపాల్ వెళ్లిపోతారు.

అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టి తగుసలహాలు ఇవ్వడానికిగాను రాష్ట్ర అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ శ్రీ కుంజీలాల్ దూబే ఇక్కడే ఉండిపోతున్నారు. నేటి ఉదయం ఆయన కల్లోలిత ప్రాంతాలన్నిటికీ వెళ్లి అక్కడి పరిస్థితిని చూసివచ్చారు. ప్రత్యేకించి అల్లర్లలో ఆస్తులను కోల్పోయిన ప్రజలదగ్గరికి వెళ్లి వారి యోగక్షేమాలను అరసి వచ్చారు.

ఆహారధాన్యాల ధరల పెరుగుదల

గతనాలుగురోజులుగా నగరంలో రవాణా, రాకపోకలన్నీ నిలిచిపోయిన కారణంగా ఇతర ప్రాంతాలనుంచి సరుకుల రవాణా నిలిచిపోయి ఆహారధాన్యాలు, కాయగూరల ధరలు బాగా పెరిగిపోయాయి. నగరంలో పాలు దొరకడం భోగిగ్గా అపురూపమైపోయింది.

ఇతర ప్రాంతాలలో పరిస్థితి

భోపాల్, ఫిబ్రవరి 10:—

అక్కడక్కడ చెదురుమదురుగా కొన్ని చిల్లర సంఘటనలు తప్పించి మధ్యప్రదేశ్‌లో అల్లర్లు చెలరేగిన అన్నిపట్టణాలలోను నేటి ఉదయానికి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.

కేవలం ఒక్క జబల్పూరులోనేగాక నర్సింగ్‌పూర్, సేగార్, గదర్వారా, కరేలీ, కాట్నా, దామోహ్, గోటేగాన్ మొదలైన ఇతర పట్టణాలకు కూడా ఈ అల్లర్లు ప్రాకినవిషయం పాఠకులకువిదితమే.

ఈ పట్టణాలలో తిరిగి అల్లర్లు చెలరేగకుండా గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయబడ్డాయి. దీనికిగాను అదనపు పోలీసుదళాలను రప్పించడం కూడా జరిగింది.

భోపాల్‌లో నిన్నరాత్రి రెండుచోట్ల గృహదహనాలు జరిగినప్పటికీ, కర్ఫ్యూ నిబంధనలను ఖచ్చితంగా అమలుపర్చడంవల్ల ఉదయానికి పరిస్థితి చాలావరకు చక్కబడింది.

బీద ప్రజలకు కంటి వైద్య సహాయం

—: x :—

చేకూర్చాలని రాష్ట్రగవర్నరు శ్రీ సచార్ హితవు

హైదరాబాద్, ఫిబ్రవరి 10 :—

బీదప్రజానీకానికి వైద్యసహాయం అందుబాటులో ఉండేటట్టుల చూడడం ఎంతైనా అవసరమని రాష్ట్ర గవర్నరు శ్రీ భీమసేన్ సచార్ ఇరవై రెండవ అఖిలభారత కంటివైద్యుల సమావేశానికి నిన్న ఉదయం ప్రారంభోత్సవంచేస్తూ నొక్కి వక్కాణించారు.

ఈ సమావేశానికి పాట్నా విశ్వవిద్యాలయ వాజీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ డి. రావ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం రెండు రోజులపాటు జరుగుతుంది.

దేశంలో అంధత్వం పెరగడానికి గల కారణాలనుగూర్చి చర్చించవలసిందిగా శ్రీ సచార్ సూచించారు. దేశప్రజలు ఆరోగ్యంగా ఉండనిచో అన్ని పథకాలు జయప్రదంగా అమలుపరచలేమన్నారు.

దేశానికి ఉపయోగించని విదేశభావాలను విడనాడాలని అధ్యక్షుడు డాక్టర్ రావ్ చెప్పారు.

కంటి వైద్యులకు ఒక 'కేడర్' నిర్ణయించి రాష్ట్రవైద్యసర్వీస్‌లో వీరికి సముచితస్థానం ఏర్పాటుచేయాలని డాక్టర్ రావ్ సూచించారు.

భారత వైద్యమండలి అవలంబించే విధానాన్ని డాక్టర్ రావ్ తీవ్రంగా విమర్శించారు. కంటి వైద్యాన్ని విద్యార్థులకు సక్రమంగా బోధించడం లేదన్నారు.

ఈ సమావేశంలో దాదాపు 250 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ప్రతి రాష్ట్రంలోను కంటిబ్యాంకులను చట్టబద్ధంగా ఏర్పాటుచేయడానికి అవకాశం కలుగజేయాలనీ, దీనివలన మరణించినవారి కన్నులను తీసి భద్రపరచడానికి వీలుంటుందనీ, ఈకన్నులను ఉపయోగించి కొంతమంది కంటిబాధలను తొలిగించవచ్చుననీ డాక్టర్ రావ్ తమ అధ్యక్షోపన్యాసంలో సూచించారు.

భూదానోద్యమ వైశిష్ట్యం

ఆచార్య భావే వివరణ

లఖ్‌నో, ఫిబ్రవరి 10:—

ఆచార్య వినోబా భావే నిన్న యిక్కడ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, భూదానోద్యమంలో అన్నిమతాలవారు సమిష్టిగా పాల్గొనవచ్చునని, ఇది సర్వులను ఆకర్షించి ఐక్యం చేసే ఉద్యమం అని అన్నారు.

కొరివి పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు

మహబూబాబాద్, ఫిబ్రవరి 9:—

కొరివి పంచాయతీ అధ్యక్షులుగా శ్రీ వద్దుల బుచ్చిరెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీ జెడల ఆగయ్యగార్లు ఎన్నికైనారు. వారిద్దరూ కాంగ్రెసు పార్టీవారే. (మ. వి.)

తృతీయప్రణాళిక ఆర్థికసహాయం

త్వరలో అందనిదే కార్యక్రమం నిలిచిపోగలదని శ్రీ బి. కె. నెహ్రూ ప్రకటన

వాషింగ్టన్, ఫిబ్రవరి 10:—

తృతీయ ప్రణాళిక నిర్వహణకు వీలుగా ఇండియాకు ఆర్థిక సహాయం త్వరితంగా అందని పక్షంలో "ఆ కృషిని మేము నిలిపివేసుకోవలసి వుంటాము" అని ఇండియా ఆర్థిక వ్యవహారాల కమిషనర్ జనరల్ శ్రీ బి. కె. నెహ్రూ అమెరికా ఆర్థిక ఉపమంత్రి శ్రీ జార్జిబాల్‌తో 48 నిమిషాల సమావేశానికి పిమ్మట పేర్కొన్నారు.

'ఆర్థికాభివృద్ధి కృషి వరుసగా కొనసాగవలసినట్టిది. దీనికి అవసరమైన ద్రవ్యం తగుమాత్రం వ్యవధిలో లభించకపోతే అభివృద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయవలసి వుంటుంది' అని ఆయన వివరించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఇండియాకు సాయంచేసిన మిత్రరాజ్యాలు తమ సమావేశానికి ఇంకా తేదీ నిర్ణయించ లేదన్నారు.

అమెరికా ఆర్థిక ఉపమంత్రితో తాను ఏవిషయంపైన యిదమిత్థంగా గాక మొత్తంమీదనే సంభాషించామన్నారు.

ఆసియాలో కమ్యూనిజం క్రిందనే గాక ప్రజాస్వామిక ప్రభుత్వంకల పెద్ద దేశంకూడా అభివృద్ధి పొందగలదని నిరూపించడానికే ఇండియాకు అధికంగా సహాయంచెయ్యవలసిన అవసరం కలదని ప్రెసిడెంట్ కెన్నెడీ లోగడ అన్నారు.

ఈ అభిప్రాయంతోనే ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జాన్ కెన్నెత్‌గాల్ బ్రెయిత్‌ను ప్రెసిడెంట్ కెన్నెడీ ఇండియాకు కొత్త రాయబారిగా ఎన్నుకొన్నాడని రాజకీయవర్గాలవారు తలపోస్తున్నారు.

బెరుబారీ ప్రాంత బదలాయింపు

చెల్లనేరదని పెట్టుకున్న పిటిషన్ కొట్టివేత

ఢిల్లీ, ఫిబ్రవరి 10:—

బెరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు బదలాయించేందుకు అవకాశమిచ్చే 1960 రాజ్యాంగ సవరణచట్టం చెల్లనేరదని దాఖలు చేసిన పిటిషన్ నిన్న ఇక్కడ పంజాబు హైకోర్టు సర్క్యూట్ కోర్టు డివిజన్ బెంచిలో న్యాయమూర్తి డి. ఫాల్‌షా, న్యాయమూర్తి యస్. బి. కపూర్‌కొట్టివేశారు.

పశ్చిమ బెంగాల్ నివాసి శ్రీ బిమల్ కుమార్ దత్తా ఈపిటిషన్ దాఖలు చేశారు. శ్రీ దత్తా సుప్రీంకోర్టుక వెళ్ళవచ్చునని న్యాయమూర్తి శ్రీ ఫాల్‌షా పిటిషన్ కొట్టివేస్తూ తీర్పులో పేర్కొన్నారు.

రష్యా ఉపప్రధాని అలెక్సీ కోసిగిన్

నెలాఖరున మనదేశానికి రాక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:—

సోవియట్ ఉప ప్రధాని అలెక్సీకోసిగిన్ ప్రధాని నెహ్రూ ఆహ్వానాన్ని పురస్కరించుకొని భారత దేశానికి రావడానికి అంగీకరించినట్లు టాస్‌వార్తా సంస్థ ప్రకటించింది. ఈ నెలాఖరున కోసిగిన్ ఇండియాను దర్శిస్తారు.

సులభ మార్గమున

భద్రపర్చుకోండి!

మా అభివృద్ధికరమైన డిపాసిట్ పద్ధతి కొద్దిపైకము (కొద్ది మొత్తముల) తో మీ ఆదాయములను వృద్ధి బొందించు కొనుటకు మీకు సహకరించును.

మాయొక్క ఏ బ్రాంచీనుండియైనా ఈ సర్వసాధారణమైన పద్ధతియొక్క వివరములను అడగండి.

SBH

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

హెడ్. ఆఫీసు: హైదరాబాద్, దక్కన్ (ఆంధ్రప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్, బొంబాయి పట్టణము మరియు రాష్ట్రమందు, మైసూర్ రాష్ట్రము మరియు మద్రాసు పట్టణమందును, 50 కంటె ఎక్కువగా నున్న బ్రాంచీలద్వారా మీకు సేవ చేయుచున్నది.

SISTA'S-SBH-3-TEL



వీటితో వాళ్లు నవ్వుతుండేట్టు చేయండి.

Nutrine

న్యూట్రైన్ మిఠాయిలు

న్యూట్రైన్ కన్‌ఫెక్షనరి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్.

NC-38

"కేంద్రీకృత ప్రభుత్వ వ్యవస్థకుభాషారాష్ట్రాలు ఒక మెట్టు మాత్రమే"

—మద్రాసు సభలో శ్రీ గిరి వివరణ

మద్రాసు, ఫిబ్రవరి 10 :—

దేశాన్ని పరిపాలనా మండలాలుగా విభజించడం సముచితమని వెనుక తానుచేసిన సూచనను కేరళ గవర్నర్ శ్రీ వి. వి. గిరి తిరిగి నిన్న ఉద్ఘాటించారు.

కేంద్రీకృతప్రభుత్వవ్యవస్థాపనకుజరిగేకృషిలోభాషారాష్ట్రాల విభజన తాత్కాలిక ఘట్టం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

మైలాపూరులోని వై. యమ్. ఎ. ఎ.హాలులో ఏర్పాటు చేసిన ఒక గోష్ఠిలో ప్రసంగిస్తూ ప్రజలు సమైక్యదృక్పథంతో కృషిచేయని ఫలితంగా దేశసౌభాగ్యంకొరకు అమలుజరిగే ప్రణాళికలవల్ల సత్ఫలితాలు కలగడంలేదని కేరళ గవర్నర్ వివరించారు. అందుచేతనే భాషారాష్ట్రాల విభజన సందర్భంలో హోమ్‌మంత్రి శ్రీ గోవింద వల్లభపంత్‌కు తాను చేసిన సూచనను తిరిగి పేర్కొంటున్నానని అన్నారు.

ప్రస్తుతం దేశమంతటా నెలకొల్పిన వివిధ మండలాల సమితులను ఆధారం చేసుకొని వివిధ పరిపాలనా మండలాలను ఏర్పాటుచేయడం మంచిదని సూచించారు.

దేశం నలుమూలలా చెలరేగుతున్న భాషా సంబంధమైన వివాదాలు తన కర్తవ్యం కావడం లేదని, హిందీభాషాభిమానులు అనవసరంగా 'ఆందోళన' చేయడం విరమించిన పక్షంలో, క్రమంగా హిందీభాష జాతీయభాష కాగలదని శ్రీ వి. వి. గిరి విశదంచేశారు.

ఇంగ్లీషుభాష విషయంలో ద్వేషభావం తగదని, హిందీని, ఇంగ్లీషును రెండింటిని అభ్యసించినపక్షంలో మనకు కలిగేనష్టం ఏమీలేదని కేరళ గవర్నర్ అన్నారు.

సహకార వ్యవసాయం

రెండు మూడు సంవత్సరాలుగా దేశంలో సహకార వ్యవసాయం, సమష్టి వ్యవసాయం గురించి ప్రచారం జరుగుతున్నదని పేర్కొంటూ, ప్రభుత్వంక్రిందఉన్న సాగుకు లాయకైన బంజరు భూములలో సహకార వ్యవసాయాన్ని ప్రారంభించినచో ప్రజలు అనుసరించగలరని పేర్కొన్నారు.

ప్రతిగ్రామంలోను పది, పదిహేను పంచాయితీలను ఇతర పంచాయితీలకు ఆదర్శంగా ఉండునట్లు అభివృద్ధిపరచడం అవసరమని సూచనచేశారు.

ప్రణాళికను జయప్రదంచేయాలంటే, విస్తృత కార్యక్రమాన్ని అవలంబించడం తగదని, ప్రణాళిక ప్రారంభంలో కొద్ది కార్యక్రమంతో తీవ్రతరకృషి పద్ధతులను అవలంబించడం మంచిదన్నారు.

"నిరాయుధీకరణను ప్రతిఘటిస్తాం"

మిత్రరాజ్యసమితికి మొబుటూ, షోంబేల హెచ్చరిక

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 10 :—

తమ సైన్యాలను నిరాయుధం చేయడానికి మిత్రరాజ్య సమితి ఏవిధమయిన ప్రయత్నాలు జరిపినప్పటికీ వాటిని బలప్రయోగంతో ప్రతిఘటిస్తామని లుముంబా వ్యతిరేకులయిన కాంగోలీన్ నాయకు లిద్దరు స్పష్టంచేశారు.

అటువంటి యత్నాలు యుద్ధ ప్రయత్నాలతో సమానమనికూడా జాతీయ సైనికనాయకుడైన మేజర్ జనరల్ జోసెఫ్ మొబుటూ కాటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయిసే షోంబీ ప్రకటించారు.

తనసైన్యం అప్రమత్తస్థితిలో వుండాలని మొబుటూ నిన్నను, ఉత్తర్వు నిచ్చారు. మిత్రరాజ్య సమితి భద్రతాసంఘంలో కాంగోను గురించిన చర్చ ముగిసేవరకు ఈ ఉత్తర్వు అమలులో వుంటుందనికూడా ఆయన ప్రకటించారు.

దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో సైనిక పరిపాలనలు

కారణాలనుగూర్చి సదస్సులో చర్చ

ఢిల్లీ, ఫిబ్రవరి 10:—

సాంఘిక సమైక్యత, సక్రమమైన రాజకీయ నాయకత్వం, ఆర్థిక భద్రత, బలీయమైన పరిపాలన, ఇవి లేకపోవడంవల్ల దక్షిణ ఆసియా ఆగ్నేయ ఆసియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పడిపోయి, సైనిక పరిపాలన తలెత్తుచున్నదని ఈ విషయంపై జరిగిన సదస్సులో ఎక్కువ మంది అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ సదస్సు వారం రోజులపాటు జరిగింది. సాంస్కృతిక స్వేచ్ఛా కాంగ్రెస్, భారత పరిపాలన సంస్థ ఈ రెండూ కలిసి ఈ సదస్సును ఏర్పాటు చేశాయి.

దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, యూరప్ అమెరికా దేశాలనుంచి దాదాపు 30 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

శ్రీ ఎ. పి. రాజా (సింగపూర్), శ్రీ జయప్రకాశ్‌నారాయణ్, శ్రీ సి. డి. దేశ్‌ముఖ్, శ్రీమతి లక్ష్మీమీనన్ ఈ సదస్సుకు హాజరయారు.

యుగోస్లేవియానుంచి ఆర్థిక ప్రతినిధివర్గం

ఢిల్లీకి ఆగమనం

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 10:—

యుగోస్లేవియా నుండి 20 మంది సభ్యులతో కూడిన ఆర్థిక ప్రతినిధివర్గం నిన్ననే కరాచీ నుండి ఢిల్లీకి వచ్చింది. తృతీయ ప్రణాళికా కాలంలో యుగోస్లేవియా అందజేసే 19.05 కోట్ల రూపాయల ఋణాన్ని వినియోగించుకొనే పద్ధతులను గురించి వీరు భారత ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతారు.

ఫిబ్రవరి 14 న సంభాషణలు ప్రారంభవౌతాయి. వాణిజ్య పరిశ్రమలశాఖ అడిషనల్ సెక్రటరీ శ్రీ కె. బి. లాల్ భారత ప్రభుత్వం తరపున ఈ సంభాషణలలో పాల్గొంటారు. విమానాశ్రయంలో యుగోస్లేవియా ప్రతినిధి వర్గానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఖిలాని స్వాగతం చెప్పారు.

విజయవాడ తాలూకా పెనమలూరు మండల కాంగ్రెసు సభ్యులు అధ్యక్షులు శ్రీ కొల్లి సుబ్బయ్యగారి అధ్యక్షతన సమావేశమై కాంగ్రెసు ప్రజోత్సవాలను జరిపారు.

వైద్యులకు కారుణ్య దృష్టి ఆవశ్యకత

శ్రీ మొరార్జీ ఉద్బోధ

అహమ్మదాబాద్, ఫిబ్రవరి 10:—

కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్ నిన్న యిక్కడ పౌర ఆస్పత్రి శత వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తూ డాక్టర్లు, రోగులపట్ల మానవ కారుణ్య దృక్పథాన్ని అవలంబించ వలసినదిగా కోరారు. ఆస్పత్రికి వెడితే యిక యింటికి తిరిగి రాడు అనే అప్రథ పూర్వంనుంచి వుండేదని, లోకంలో ఈ వాడుకను పోగొట్టడానికి డాక్టర్లు కృషి చేయాలని ఆయన అన్నారు.

పెద్దపులి బెడద

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

వరంగల్‌జిల్లా బుటారం, షాపల్లి, పెదగడ్డ, శివపూర్ గ్రామాల పరిసరాల్లో ఒక పెద్దపులి ముగ్గురు వ్యక్తులను చంపిందనీ, మరొకరిపై కలబడిందని తెలిసింది.

ఈ పెద్దపులిని చంపినవారికి రు. 25 లు బహుమతి ఇవ్వబడుతుందని అటవీశాఖ అధికారి ప్రకటించారు.

భూటాన్ మహారాజాచే రాజఘాట్ సందర్శన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 9—

భూటాన్ మహారాజా నిన్న ఉదయం రాజఘాట్‌ను దర్శించి మహాత్మాగాంధిజీ సమాధిపై పూలగుచ్ఛాన్ని ఉంచారు. ఆతరువాత ప్రధాని నెహ్రూ, ప్రెసిడెంట్ ప్రసాద్‌ను కలుసుకొన్నారు.

పారిశ్రామిక ప్రదర్శన ఏర్పాటుచేసిన స్థలం

ఏమిచేయవలసిందీ నిర్ణయించడానికి మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

రాజధానీనగరం మధ్యలో నున్న 35 ఎకరాల ప్రభుత్వస్థలాన్ని ఏమి చేయవలసిందీ ఆలోచించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అఖిలభారత పారిశ్రామిక వార్షిక ప్రదర్శనం ఇక్కడే జరుగుతున్నది.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య మొన్న వెల్లడిచేశారు. అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనలో విజేతలకు ముఖ్యమంత్రి బహుమతులు పంచిపెట్టారు.

ఈ స్థలాన్ని శాశ్వతంగా ఇవ్వమని ప్రదర్శన సంఘం కోరింది. ప్రదర్శనసంఘం ఉపాధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి అయిన శ్రీ కె. వి. రంగారెడ్డి ముఖ్యమంత్రికి స్వాగతం చెపుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ప్రదర్శన అధికారవర్గాన్ని ప్రదర్శన జయప్రదంగా నడిపినందుకు ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ఆహార ధాన్యాలపై బ్యాంకుల అప్పులు

—: x :—

నిర్బంధాలు సడలిస్తూ రిజర్వుబ్యాంకు ఉత్తరువు: ఆంధ్రకుమాత్రం ఇది వర్తించదట

బొంబాయి, ఫిబ్రవరి 10 :—

ఆహార ధాన్యాలపై బ్యాంకులు ఇచ్చే ఋణాలవిషయంలో విధించిన నిర్బంధాలను సడలిస్తూ రిజర్వుబ్యాంకు ఉత్తర్వుచేసింది.

ధాన్యాలపై బ్యాంకుల అప్పులకు కొత్తపరిమితిని రిజర్వుబ్యాంకు విధించింది. ఆంధ్రప్రదేశ్‌తప్ప ఇతర రాష్ట్రాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.

దేశంలో ఆహార ధాన్యాల సరఫరా, ధరల పరిస్థితి మెరుగుగానుండున నిర్బంధాలను సడలించడానికి నిశ్చయించినట్లు రిజర్వుబ్యాంకు తన ఉత్తరువులో పేర్కొన్నది.

గత సంవత్సరమే ఆహారధాన్యాలపై బ్యాంకులు యిచ్చే ఋణాలను క్రమబద్ధం చేస్తూ రిజర్వు బ్యాంకు ఉత్తరువు చేసింది. ఈ ఉత్తరువు అనుసరించి ఆహార ధాన్యాలపై బ్యాంకులు యిచ్చే ఋణాలకు ఒక పరిమితికూడా విధించడం జరిగింది.

రిజర్వుబ్యాంకు జారీచేసిన ఉత్తరువులోని వివరాలివి:

(1) ఆహారధాన్యాల ఖరీదులో బ్యాంకులిచ్చే అప్పుల మార్జిన్ శాతం 40 నుండి 35 వరకు తగ్గించారు. (2) 1960 సంవత్సరంలో బియ్యం నిల్వలపై బ్యాంకులు యిచ్చిన అప్పుల పరిమితిని 110 శాతానికి పెంచారు. ఇది ఆంధ్రప్రదేశ్ తప్ప ఇతరరాష్ట్రాలకు వర్తిస్తుంది.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో ప్రత్యేకంగా కొత్త ఆహారమండలాన్ని ఏర్పాటుచేసినందున, బియ్యం నిల్వలపై ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే బ్యాంకు అప్పులకు పరిమితి విధించడం తగదని అభిప్రాయపడుచున్నామని రిజర్వుబ్యాంకు ప్రకటనలో వివరించింది.

బియ్యం నిల్వలపై అప్పులను పరిమితం చేస్తూ కొత్త ఉత్తరువును అమలుజరపడానికై ఆంధ్రప్రదేశ్‌ను, తదితర రాష్ట్రాలని రెండు భాగాలక్రింద వర్గీకరించడం జరిగిందని రిజర్వు బ్యాంకు స్పష్టంచేసింది. 1961 మార్చి మొదలు కొనిప్రతి రెండునెలలకు ఒకసారి ఆహారధాన్యాలపై యిచ్చే అప్పులకు పరిమితిని నిర్ణయించడం జరుగుతుంది.

గోధుమలు, గోధుమ పిండి నిల్వలపై ఇచ్చే అప్పులకు, కొత్తమార్జిన్ నిబంధనలుమాత్రం వరిసాయి. ఇతర నిబంధనలు వరిం చవు.

గత సంవత్సరంకంటె ఈ ఏడాది ఆహార ధాన్యాలసరఫరా మెరుగుపడిందని, ధరలుకూడ కొంతవరకు తగ్గినవని రిజర్వుబ్యాంకు పేర్కొన్నది. 1960 సెప్టెంబరు నెలలో ఆహారధాన్యాల ధరల సూచి 124 కాగా, 1960 డిసెంబరునాటికి 115 వరకు పడిపోయింది. అట్లే 1960 ఆగస్టు నెలలో బియ్యంధర 115 పాయింట్లు ఉండగా, డిసెంబరునాటికి 99 పాయింట్లువరకు పడిపోయింది.

1960 డిసెంబరు నెలలోని ఆహారధాన్యాల ధరలు సంవత్సరం ముందు ఉన్న ధరలకంటె తక్కువని రిజర్వుబ్యాంకు ప్రకటించింది.

సాలజార్ నియంతృత్వాన్ని తుద ముట్టించడానికి ప్రతిజ్ఞ

పోర్చుగల్, స్పానిష్ ప్రతిపక్షాలవారి మధ్య ఒప్పందం

సావ్‌పావ్‌లో, ఫిబ్రవరి 10:—

నిరంకుశ ప్రభుత్వాలను తుదముట్టించి తమదేశాలలో స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను పునరుద్ధరింపచేయడానికిగాను స్పెయిన్, పోర్చుగల్ దేశాలలోని ప్రతిపక్షాలవారు నేడు ఒక ఒప్పందంపై సంతకాలు చెయ్యనున్నారని ప్రస్తుతం విదేశాలలో తలదాచుకొన్న పోర్చుగల్ ప్రతిపక్ష నాయకుడు జనరల్ హంబర్టో డెల్గాడో, స్పానిష్ రిపబ్లికన్ ప్రభుత్వ నాయకుడు లారెంజో సెర్రానో నిన్నటిదినం ఇక్కడ ప్రకటించాడు.

జబల్పూరు కాల్పులపై త్వరలో విచారణ

అల్లర్లలో ఇప్పటికి 651 మంది అరెస్టు

జబల్పూరు, ఫిబ్రవరి 10—

జబల్పూర్‌లో గత నాలుగు రోజులుగా జరిగిన అల్లర్లలో మొత్తం 651 మందిని పోలీసులు అరెస్టుచేసినట్టు మా విలేఖరి తెలియజేస్తున్నాడు. నిన్నటిదినం మట్టుకు అరెస్టులు జరుగలేదు.

జబల్పూర్ కమిషనర్ శ్రీ జి. ఎల్. గుప్తా మా పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ఈ అల్లర్ల సందర్భంగా నగరంలో మూడు రోజుల క్రిందట జరిగిన పోలీసు కాల్పులపై త్వరలోనే మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని ప్రకటించారు.

పాట్నా, ఫిబ్రవరి 10:—

బీహార్‌లో జ్యూరీ పద్ధతిని రద్దుచేయడానికి ప్రభుత్వం నిర్ణయించి నట్లుగా న్యాయశాఖ మంత్రి శ్రీ జగత్‌నారాయణ్ లాల్, నిన్న శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ తెలియ చేశారు.

ఆంధ్ర గవర్నమెంటుచే ఆమోదింపబడినవి

దక్షిణరైల్వే

ప్రజలకు నోటిఫికేషన్

—: x :—

12—2—61 ఆదివారం గుడివాడనుంచి ఉ 11—50 గం. కు బయలుదేరు నం. 1196 గుడివాడ—భీమవరం ప్యాసెంజరు ఆకివీడు వరకు మాత్రం నడిచి ఆకివీడు నుంచి గుడివాడకు నం. 1197 ప్యాసెంజరుగా తిరిగివెళ్లును.

మధ్యాహ్నం 1—30 గం.కు భీమవరం నుంచి బయలుదేరు నం. 1197 భీమవరం గుడివాడ ప్యాసెంజరు ఉండివరకు నడిచి నం. 1196 బండిగా ఉండినుంచి మ. 3—38 గం. కు తిరిగి వెళ్లును.

ఈబండ్లలో ట్రాన్స్‌షిప్‌మెంటుకు ప్రయాణీకులు తమ స్వంత ఏర్పాట్లు చేసుకొనవలెను. ఇతర అన్ని ప్యాసెంజరు సర్వీసులు మామూలుగా నిర్వహింపబడును.

బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం 12—2—61 తేదీన మ. 12 గం. నుంచి సా. 6 గం. వరకు ఆకివీడు ఉండి మధ్య లైను ఇంజనీరింగు డిపార్టుమెంటుకు స్వాధీనపరుపబడును.

విజయవాడ,
7—2—61.

టి. ఎస్. పార్థసారథి,
డివిజనల్ సూపరింటెండెంటు.



BCM
ప్లాస్టిక్
మాంటిల్సు
ఉపయోగించండి.
శ్రేష్ఠమైన
రకం,
తక్కువధర,
దీర్ఘ కాలం
మన్నునది.
గ్యారంటీగలది



తయారుచేయువారు:
బెంగుళూరు కెమికల్
కెంపులూరు—12.

యూనివర్సల్ స్క్రూస్

హైదరాబాద్, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, బెజవాడ, గుంటూరు మరియు నెల్లూరు పిలుపు.

"మీ వ్యాధులకు
కవిరాజ్
పండిత్
దుర్గాదత్తశర్మ,
వైద్యవాచస్పతిని



దిగువచోట్ల
సంప్రదించండి.

1. మచిలీపట్నం: (ప్రతినెల 11వతేదీ) ఉ 9—00 గం. నుండి మ. 12—30 వరకు ఇంద్రభవన్ హోటల్, ఫోన్: 16.
2. ఏలూరు: (ప్రతినెల 11వ తేదీ) మ 3—00 గం. నుంచి సా. 6—00 గం. వరకు) వసంతమహల్ లాడ్జి, ఫోన్: 90 ఎ.
3. రాజమండ్రి: ప్రతినెల 12వ తేదీ. (ఉ. 7—30 నుండి సా. 3—00 గం. వరకు) శాంతినివాస్, ఫోన్: 22 ఎ.
4. బెజవాడ: ప్రతి నెల 13 వ తేదీ (ఉ. 7—30 గం. నుండి మ. 3 గం. వరకు) వెల్‌కం హోటల్, సుమతి బిల్డింగ్సు, గాంధినగర్, ఫోన్: 286.
5. గుంటూరు: ప్రతి నెల 13 వ తేదీ (సా. 4 గం. నుండి రా. 7—00 గం. వరకు) ఉడిపి (శ్రీ కృష్ణ భవన్, స్టేషన్ రోడ్డు, ఫోన్: 181.
6. నెల్లూరు: ప్రతినెల 14 వ తేదీ (ఉ. 7—30 గం.నుండి మ. 10—30గం. వరకు) అజంతా హోటల్, ట్రంక్‌రోడ్డు, ఫోన్: 100.

వీరు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణం చేస్తారు.

పై షెడ్యూలు గమనించి, ఈ దిగువ జబ్బులకు తిరిగిరేని వీరి సలహా పొందండి.

గుండె జబ్బు, నరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, ఉన్మాదము, అతిమూత్ర వ్యాధి, ఉబ్బసము, హిస్టీరియా, బొల్లి, సైనస్, బోదవ్యాధి, ఫిస్టులా, మూల వ్యాధి, రక్తం విషమెక్కుట తదితర క్లిష్ట వ్యాధులకు.

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City (India).
10.

అత్తరు నసీమ్

శుభసమయములలో మీ స్నేహితుల, ఆహ్వానితుల హృదయాలను చూరగొనుటకు, యీ అత్తరు వారి జేబుగుడ్డలమీద, బట్టలమీద, కొద్ది చుక్కలు చిలకరించండి, దానితో ఆ వేడుక ఎంతో ఆనందంగా, శోభాయమానంగా వుంటుంది.

హామీ అండ్ కో.,
పెర్‌ఫ్యూమర్స్.
జుమ్మామసీదు బొంబాయి-2.

రేడియో

ఆదివారం, ఫిబ్రవరి 12
శక 1882 మాఘ 23

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, కార్యక్రమ వివరణ, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 ఆమరువాణి, 7—30 ప్రభాతీ ముషిఫ్ : ఖయాల్ ఘుర్శరీతోడి, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 ఇండియన్ మార్చ్‌ట్యూన్స్, 8—35 సుబిష్ట సంగీత్, ప్రభావతీ ముషిఫ్: ఖయాల్, 8—45 పిల్లలకు పాటలు, 9—00 'ఐచ్ఛికేలియి' పిల్లలకు, మధ్యాహ్నం 12—30 చిత్ర జగత్, 1—00 రంగవల్లి, 1—45 విరామ సంగీతం, 1—50 తెలుగులో వార్తలు, 2—00 ప్రాదేశిక్ సంగీత్, 2—10 ఉర్దూలో వార్తలు, 2—20 బాలవినోదం, 3—00 యువజనుల కార్యక్రమం (విజయవాడనుండి రిలే), 4—55 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయవార్తలు, 6—15 యువవాణి, 7—00 తెలుగులో వార్తలు, 7—15 స్థానిక ప్రకటనలు, లలిత్ సంగీత్, 7—30 నాటిక (హిందీ), 8—00 చిత్రగీతాలు, 8—30 ప్రభావతీ ముషిఫ్ : ఖయాల్‌ముర్క, 9—00 ఆంగ్లమునవార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 10—00 ప్రభావతీ ముషిఫ్ : ఖయాల్ దర్బారీకనడ, 10—45 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, 8—45 టి. వి. విశ్వనాథన్, ఎన్. ఎల్. ఎన్. శాస్త్రి : వయొలిన్, ఎ. వెంకటేశ్వరరావు : మృదంగం, మధ్యాహ్నం 10—25 హైదరాబాద్ ఎ వలె, 2—10 ప్రభావతీ ముషిఫ్ : ఖయాల్, 2—20 హైదరాబాద్ ఎ వలె, 4—55 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 టి. వి. విశ్వనాథన్, 8—00 హైదరాబాద్ ఎ వలె, 9—15 శ్లోకం—రాగమాలిక, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—45 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 'అమరవాణి' సంస్కృత కార్యక్రమము, లఘుకథ : వాసా సుబ్రహ్మణ్యశాస్త్రి, 7—30 త్యాగరాజ కృతిసమావ్యాయం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 పాలవెల్లి, మధ్యాహ్నము 12—30 ఇవటూరి విజయేశ్వరరావు, 1—00 లలిత సంగీతం : పి. సీత, ఎ. సత్యవతి, 1—30 లయవిన్యాసం : ఆదితాళం, డి. రామమోహనరావు : మృదంగం, అలంగుడి రామచంద్రన్ : ఘటం, ఎ. గోపాలం : ఖంజిరా, ఎమ్. వి. రమణమూర్తి : పల్లవి, ఎన్. సిహెచ్. కృష్ణమాచార్యులు : వయొలిన్, 1—50 తెలుగులో వార్తలు, 2—00 వాతావరణ సూచన, 3—00 తరుణభారతి, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, శివలీల, హరికథ, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 ఉభయ కుశలోపరి, శ్రోతల ఉత్తరాలకు జవాబులు, 7—45 లలిత సంగీతం : వి. సరళ, 8—00 షేక్ మదీనాసాహెబ్, ఎన్. సిహెచ్. కృష్ణమాచార్యులు : వయొలిన్, చదలవాడ కృష్ణమూర్తి : మృదంగం, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 లలిత సంగీతం : వి. సరళ, 10—45 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళములో వార్తలు, 7—30 పి. విశ్వనాథరావు : వేణువు, 8—00 మధురగీతం, 8—15 ఎమ్. డి. రామనాథన్, వి. గోవిందస్వామి నాయకర్ వయొలిన్, ఎ. కన్నన్:మృదంగం, మధ్యాహ్నం 12—35 కీర్తనమాల, ఖయాల్ కల్యాణకాప్రకార్ : నిస్సార్ హుస్సేన్, 1—30 గానమంజరి, 1—40 హిందీలో వార్తలు, 1—50 గీతమంజరి, 2—00 తమిళమున వార్తలు, 3—35 వాద్య సంగీతం, 4—55 వాతావరణ సూచన, సాయంత్రం 5—30 ఆర్. వీలుమలై, 7—15 తమిళములో వార్తలు, 7—30 సి. అలివేలు మంగమ్మ : వీణ, 8—00 విమలా కృష్ణమూర్తి, 8—30 సి. వి. ధనలక్ష్మి : వయొలిన్, 9—00 ఎస్. పి. గంగారావ్, 9—30 భక్తిగీతాలు, 9—50 మధుర గీతం, 10—00 సంగీతామృతం, ద్వారం వెంకటస్వామి నాయుడు : వయొలిన్, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 సంగీత మంజరి, రాధ, జయలక్ష్మి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 మద్రాస్ ఎ వలె, మధ్యాహ్నం 10—45 ఆటవిడుపు, 1—00 వాద్య గోష్ఠి, 1—30 ఆంగ్లమున వార్తలు, 1—40 కావడిచిందు, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధురగీతం, 3—00 మణికృష్ణస్వామి, ఆర్. కె. వెంకటరామశాస్త్రి : వయొలిన్, పి. శ్రీనివాసన్ : మృదంగం, 4—00 వాతావరణ సూచన, సాయంత్రం 5—30 పాశ్చాత్య సంగీతం, 5—55 స్థానిక ప్రకటనలు(ఆంగ్లము), 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 కదంబం, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వాద్యగోష్ఠి, 7—30 హనుమాన్ తూటు కథ (తమిళము), సి. ఎస్. శెల్వరత్నం, 9—00 ఆంగ్లమున వార్తలు, 10—45 ప్రసార సమాప్తి.

మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల విద్యార్థి సంఘ యాజమాన్యాన కళాశాల ఆవరణలో ఆంధ్ర సాంస్కృతిక మహోత్సవాలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో జరుగుతాయి.

తిరుపతి-హైదరాబాద్ రైలు ప్రయాణం

రైల్వే ఉపమంత్రి విహరణ

తిరుపతి, ఫిబ్రవరి 8:—

తృతీయ ప్రణాళికా కాలంలో తిరుపతినుంచి హైదరాబాద్‌కు వెళ్లే రైలు సౌకర్యాలు కల్పించి రేపేందుకు తాను సహాయం చేస్తానని, నిన్నిక్కడ జరిగిన ఒక రోజా సమావేశంలో రైల్వే ఉపమంత్రి శ్రీ ఎస్. వి. రామస్వామి హామీ ఇచ్చారు.

జిల్లా కాంగ్రెసు సంఘం తరఫున శ్రీ విశ్వనాథరెడ్డి, తదితరులు రైల్వే ఉప మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

రాజమండ్రి వార్తలు

రాజమండ్రి, ఫిబ్రవరి 8:—

హిందూస్థాన్ పత్రిక ఎడిటర్ శ్రీ శ్రీనివాసన్ పార్థసారథి సందర్శనకు స్థానిక జర్నలిస్టులు శ్రీ మధ్యాహ్నం హనుమంతరావుగారి అధ్యక్షతన సమావేశమై సంతాపాన్ని ప్రకటించారు.

• • •

రాజమండ్రి సైకిల్ రిక్షా కార్మికుల యూనియన్ వారు మున్సిపల్ చైర్మన్ శ్రీ ఎస్. బి. నరసింహం అధ్యక్షతన సమావేశంలో శ్రీ ఎస్. బి. రెడ్డి ప్రభృతులు పాల్గొని ప్రసంగించారు. శ్రీ ఎస్. ఎ. సభ్యులు ఇటీవల గోదావరీమండలంలో జరిగిన కుస్తీపోటీలలో ప్రథమ బహుమతి పొందారు.

శ్రీ జి. సూర్యనారాయణ స్వాగతవచనం పలికారు. శ్రీ సయ్యద్ హుస్సేన్ ఒక వందన సమర్పణ గావించారు.

శ్రీయుతులు జి. ఎస్. బాలాజీదాస్, పి. సంజీవి, బి. అప్పారావు పాల్గొన్నారు.

శ్రీ జి. ఎన్. నారాయణ ప్రసంగించారు.

రోడ్డురవాణా కార్మికులకు జాతీయ సంఘం

విజయవాడ సభ తీర్మానం

విజయవాడ, ఫిబ్రవరి 9:—

ఆంధ్రప్రదేశ్ స్టేట్‌రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో పని చేస్తున్న కార్మికుల జీతాలు, పనిపరిస్థితులలోని వ్యత్యాసాలను తొలగించుకోవడానికి దీక్షా బద్ధమైన జాతీయ కార్మిక సంస్థను ఒక దానిని రాష్ట్ర వ్యాపితంగా ఏర్పాటు చేయాలని ఆర్. టి. సి.స్టాఫ్ అండ్ వర్కర్సు కృష్ణా జిల్లా శాఖ తీర్మానించింది. పశ్చిమ గోదావరి డివిజన్ ఆర్. టి. సి. స్టాఫ్ అండ్ వర్కర్సు యూనియన్ అధ్యక్షులు శ్రీ శిరివెళ్ల సత్యనారాయణ, విజయవాడ ట్రాన్స్‌పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి శ్రీ కోడేపాటి రాఘవయ్య, గుంటూరుజిల్లా కార్మిక నాయకులు షేక్‌హుస్సేన్‌గార్లు ఈసమావేశంలో పాల్గొన్నారు.

శాసనసభ్యుడు శ్రీ కాకాని వెంకటరత్నం అధ్యక్షత వహించారు.

తీర్మానించింది. ఈమహాసభ ఫిబ్రవరి 11 న సాయంకాలం 5 గంటలకు విజయవాడలో జరుపుటకు జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ఆంధ్రశాఖ అధ్యక్షులు శ్రీ వేదుల జగన్నాథరావుగార్ని, ఇతర కార్మిక నాయకులను ఆహ్వానించుటకు తీర్మానించారు.

గుడివాడ రోటరీక్లబ్

గుడివాడ, ఫిబ్రవరి 9 :—

గుడివాడ రోటరి క్లబ్‌వారి ఆధ్వర్యమున హైస్కూలు విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించబడినవి. 'మద్యనిషేధము' విషయముపై వ్యాసరచనలో 5 హైస్కూళ్లనుండి 34 గురు బాలురు, 7 గురు బాలికలు పాల్గొన్నారు. గుడివాడ మునిసిపల్ గరల్స్ హైస్కూలు విద్యార్థిని కుమారి వై. సీతామహలక్ష్మికి ప్రథమ బహుమతి శ్రీ పొట్టి శ్రీరాములు మ్యునిసిపల్ హైస్కూలు విద్యార్థి పి. జగన్మోహనరావుకు రెండవ బహుమతి లభించింది. వక్తృత్వపోటీలో పొట్టి శ్రీరాములు మునిసిపల్ హైస్కూలు విద్యార్థి గోపరాజు అశోక్‌కు ప్రథమ బహుమతి. మోటూరు జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థి యస్. డి. నాగేశ్వరరావుకు ద్వితీయ బహుమతి లభించినవి. ఇందులో 6 హైస్కూళ్ల నుండి 19 గురు బాలురు, 3 గ్గురు బాలికలు పాల్గొన్నారు. సమాజాభివృద్ధి కేంద్రాలు గ్రామాభివృద్ధికి ఎంత వరకు తోడ్పడు చున్నవి ? అను విషయమై చర్చ జరిగింది. స్థానికస్టేట్‌బ్యాంకు ఏజంటు శ్రీ సి. యస్. పరమేశ్వరశర్మగారు క్లబ్ తరఫున విజేతలకు వెండికప్పులను బహూకరించారు. శ్రీ జి.వి. అప్పారావుగారి అంత్యాభివందనముతో కార్యక్రమం ముగిసింది.

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలు. దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ పి. పట్టాభిరామన్న, ప్రెసిడెంట్ ఆఫ్ ది పంచాయితీ సమితి, రామచంద్రపురం	100—00
శ్రీ ఎ. వెంకటేశ్వరరావు, ప్రొ. శ్రీనివాస ఫ్యాక్టరీల సర్వీసు, ఏలూరు	50—00
శ్రీ ఎ. బి. ఎం. నాగభూషణం, వరంగల్లు	10—00
శ్రీ తోట వెంకటరత్నం, ఐపూర్ణ	10—00
వరంగల్ హోటేలియర్స్, వరంగల్	7—00
శ్రీ చెన్నూరి వీరయ్యమ్మ, వరంగల్లు	5—16
శ్రీ కత్తుల రాజశేఖరం, సర్వారావుపేట	5—00
శ్రీ కత్తుల సరోజినీదేవి, సర్వారావుపేట	5—00
శ్రీ కత్తుల రామకిషోర్, సర్వారావుపేట	5—00
శ్రీ బి. సుధాకర్ అండ్ కంపెనీ, వరంగల్లు	5—00
శ్రీ వి. వెంకట శ్రీధరరావు, వరంగల్లు	5—00
శ్రీమతి శకుంతలాదేవి, మాచిపల్లి	5—00
శ్రీ వి. గోపాలరావు, వరంగల్	5—00
శ్రీ వై. పుల్లయ్య, వరంగల్	5—00
శ్రీ పెద్దపల్లి గోవిందుసారి నారాయణ, వరంగల్లు	5—00
శ్రీ యం. కేదారి, వరంగల్లు	5—00
శ్రీ సాయుల రామలక్ష్మి, వరంగల్లు	5—00
శ్రీ చిట్టా హనుమంతరావు, సెంట్రలుబోర్డు	5—00

రూ. 3—00 విరాళ మిచ్చినవారు : రాములు, ప్రాడి అబరామయ్య, నూర్తి, నారాయణ, రాజారాం, నారాయణ.

రూ. 2—00 విరాళ మిచ్చినవారు : ఎ. యస్. వి. శర్మ, బి. హరినారాయణ, మహ్మద్ యూసుఫు, రాజె రాజపౌళి, కె. యుద్ధయ్య.

రూ. 1—00 విరాళ మిచ్చినవారు : పర్వతాలు పద్మనాభం, అచ్చా నరసయ్య, వేముల వెంకటనారాయణ, వందా నారాయణచెట్టి, మద్దాల రత్నయ్య, కొమ్మురవెల్లి వీరభద్రయ్య, మంచాల భద్రయ్య, కొండా శంకరయ్య, రావినరసింహారావు, నాగుల వెంకట్రయ్య, శింగారపు కొమరయ్య, కొంపూరి కేదారలింగం, పొనకంటి చంద్రమౌళి, తాళ్ల సమ్మయ్య, లాయిల్ల నీలకంఠం, చిట్టిపల్లి దేవేందర్, కోవాల యల్లయ్య, సంగెపు వెంకన్న, సంగెరబోయిన వీరగోవిందు, చెమ్మాల నారాయణ, వేముల భూమయ్య, పుప్పాల వెంకటేశం, ఉప్పూరి సీరప్ప, రెడ్డిపల్లి కొమరయ్య, తాళ్ల వీరస్వామి, కె. చలపతిరావు, కె. మల్లికార్జునరావు, పి. వీరరామయ్య, పి. యల్. మూర్తి, లక్ష్మినారాయణ విశ్వనాథం, యరకుళ్ల తారకనాథం, తాటికొండ వెంకయ్య అండ్ వీరన్న, యర్రం నరసయ్య అండ్ గునిశెట్టి రాజశేఖరం, పి. జె. కె. యస్. మీనన్, జి. వి. రమణయ్య, బండిపరము రఘురామయ్య, యుండా రంగయ్య, బి. ధర్మరావు, బి. యల్. యస్. స్వామి.

తాళ్ల వీరస్వామి	1—50
దిలుకూరి యంకయ్య	1—25
యం. ఆంజనేయులు	1—10
యం. పి. రాణి	1—10
యం. కామేశ్వరరావు	1—10
యం. హరీష్	1—10
యం. పి. జయలక్ష్మి	1—10

నిన్నటివరకు వసూలైంది
మొత్తం : 1,39,033—23
మొత్తం : 1,39,343—64

అమరావతిలో శివరాత్రి ఏర్పాట్లు

(మన విలేఖరి)

గుంటూరు, ఫిబ్రవరి 8:—

ఈనెల 13 న శివరాత్రి ఉత్సవ సందర్భంగా అమరావతిలో బాగా బందోబస్తు ఏర్పాట్లు, వైద్య సదుపాయం చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ శ్రీ కె. రంగనాథరావు అధ్యక్షతన సమావేశమైన హిందూ దేవాదాయ సమన్వయ సంఘం నిర్ణయించింది.

శివరాత్రి ఉత్సవ సమయంలో రోజురోజూ దాదాపు వెయ్యమంది కృష్ణానదిని దాటవచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఆరుబోట్లు నడపాలని కంట్రాక్టర్లను కోరుటకు నిర్ణయించారు.

బోట్లను బాగా పరీక్షించి పరీ లైసెన్సులను ఇవ్వాలని పబ్లిక్‌వర్క్సుశాఖను కోరారు.

బోట్లలో నిర్ణీతసంఖ్యకు మించి జనాన్ని ఎక్కించుకుండా పోలీసులు చూడవలసి ఉంటుందని కూడా సూచించటం జరిగింది.

ఆచార్య రంగా షష్టిపూర్తి ఉత్సవ సంఘం

విజయవాడ, ఫిబ్రవరి 9:—

శ్రీ ఆచార్యరంగా షష్టిపూర్తి మహోత్సవ సంఘసమావేశం ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ కార్యాలయంలో జరుగును. సభ్యులెల్లరు యీ ప్రకటనే ఆహ్వానంగా భావించి సమావేశానికి హాజరుకావాలనీ, యీసమావేశంలో జమా ఖర్చులు ఆడిటురిపోర్టు అంగీకరించి, సంఘాన్ని రద్దు చేయుట జరుగగలదనీ కార్యదర్శి శ్రీ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య వ్రాస్తున్నారు.

భోగాపురం మహిళామండలి

భోగాపురం, ఫిబ్రవరి 8:—

భోగాపురం మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి అల్లుమల్లు నీలవేణిగారు ఇటీవల కేంద్ర డిప్యూటీమంత్రి శ్రీ బి. ఎస్. మూర్తికి ఒక స్వాగతపత్రాన్ని సమర్పించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 10 :—

లేడీబేడెన్ పవెల్ ఫిబ్రవరి 26న బొంబాయి నుంచి విమానంలో హైదరాబాద్ వస్తారు. వీరు రాజ భవన్‌లో బస చేస్తారు. మద్రాసు మీదుగా ఫిబ్రవరి 28న వీరు కొలంబో వెడతారు.

ఫిబ్రవరి 27న దోమలగూడా గైడ్ల సెక్షన్ ప్రధాన కార్యాలయం ఆవరణలో లేడీపవెల్ ప్రదర్శనకు ప్రారంభోత్సవం చేస్తారు.

కోటిలింగేశ్వరస్వామి ముఖమంటపం

మంత్రి శ్రీ చంద్రమౌళిచే ప్రారంభోత్సవం

(మన విలేఖరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 9:—

పదివేల ఏడువందల రూపాయిల ఖర్చుతో నిర్మించిన శ్రీ ఉమా కోటిలింగేశ్వరస్వామి ముఖమంటపానికి, పూజా మంటపానికి నిన్న ఉదయం దేవాదాయశాఖా మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి ప్రారంభోత్సవం జరిపారు.

ఇంకా మూడు ఇనుపగేటులు ఏర్పాటు పని, చిన్న గోపురాలపని జరగవలసి ఉన్నది.

ఆలయ మర్యాదలతో శ్రీయుతులు మత్తంగి అయ్యన్న, నందివాడ రామానుజయ్య, అర్చకులు మంత్రికి స్వాగతం చెప్పారు.

ఈ ఉత్సవానికి డాక్టర్ కె. ఎల్. నరసింహారావు, కె. వీరన్న, పి. సత్యనారాయణరాజా, కె. రామకృష్ణప్ప, ఎమ్. సీతారామయ్య, వి. సత్యనారాయణ చౌదరి, సలుమూరి పోతరాజుగార్లు తదితరులు హాజరైనారు.

ఆంధ్ర మహిళా గానసభను మంత్రి శ్రీ చంద్రమౌళి చూచారు. తర్వాత మండపేటకు బయలుదేరి వెళ్లారు.

రవీంద్ర శత జయంతి ఉత్సవాలు

పట్టణంలో ప్రారంభోత్సవం

విజయవాడ, ఫిబ్రవరి 7:—

రవీంద్ర అభినవకళా సమితి వారి ఆధ్వర్యాన రవీంద్ర జయంతి ఉత్సవాలు 5 న శ్రీ వెలిదండ్ల హనుమంతరావు గ్రంథాలయంలో ప్రారంభమైనాయి. స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పాటిబండ అప్పారావు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ సీతారామ్ మెహర్ శర్మ సమర్పించారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ... రవీంద్ర సాహిత్యాన్ని ... శ్రీ ప్రకాశరావుగారు ... శ్రీ ఠాగూర్ మహోన్నత వ్యక్తి. రవీంద్ర జయంతి ఉత్సవాలు సందర్భంగా రవీంద్రుడు, రవీంద్ర సాహిత్యంయొక్క గొప్పతనాన్ని ద్యోతకం చేసేందుకు వరుసగా ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇది మొదటి ప్రసంగమని చెప్పారు.

శ్రీ పైడిపాటి సుబ్బరామశాస్త్రి గారిచే రచించబడిన "ఓ రవీంద్రా జనేంద్ర" అనే గేయాన్ని శ్రీ టి.పి. రంగారావు గానంచేశారు.

సభాధ్యక్షులు శ్రీ పాటిబండ అప్పారావు రవీంద్రుని కాలంనాటి పరిస్థితులను సమీక్షించి రవీంద్రుని రచనలపైనా వాటి ప్రభావాన్ని వెల్లడించారు. రవీంద్రునిరచనలు సరిగా బెంగాలీభాషనుంచి అనువదించినపుడే వాటిసొగసు బోధపడి రసిసిద్ధికి మార్గం ఏర్పడుతుందని చెప్పారు.

శ్రీ విద్వాన్‌విశ్వం రవీంద్రుడు కవి, కథకుడు, నవలాకారుడు, నాటకరచయిత, తాత్వికవేత్త మాత్రమేకాక వీటన్నిటికి అతీతుడైన మహావ్యక్తి అన్నారు.

సమితి కార్యదర్శి శ్రీ వెంకట్రామయ్య కృతజ్ఞతాభివందనములు చెప్పారు. ఈనెల 19వ తేదీ సాయంకాలం 6 గంటలకు శ్రీ మహీధర రామమోహనరావు "టాగూరు జాతీయత—అంతర్జాతీయత" అను విషయంపై ప్రసంగిస్తారని చెప్పారు.

గుంటూరులో చేనేత సప్తాహం

గుంటూరు, ఫిబ్రవరి 7 :—

కుటీర పరిశ్రమల శాఖా మంత్రి శ్రీకొండా లక్ష్మణ్ ఆదివారంనాడు ఇక్కడ చేనేత వారోత్సవానికి ప్రారంభోత్సవంచేశారు.

సినీనటుడు శ్రీ కె. జగ్గయ్య చేనేత ప్రదర్శనాన్ని ప్రారంభిస్తూ చేనేత, ఖాదీపరిశ్రమలను కలిపివేసి, ప్రభుత్వ సహాయంతో బాగా ప్రచారంలోకి తేవాలని సూచించారు. శ్రీ అక్కల కోటయ్య అధ్యక్షత వహించారు. శ్రీ పి. ఆంజనేయులు స్వాగతం చెప్పారు.

రెండవ రోజున మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి సభలో మాట్లాడారు. శ్రీ ఎన్. వి.ఎల్. నరసింహారావు అధ్యక్షత వహించారు. పార్లమెంటు సభ్యుడు శ్రీ ఏ. చక్రధర్ మాట్లాడారు.

కత్తిపోటుకు గురైన వ్యక్తి

(ఆంధ్రప్రభ విలేఖరి)

మంగళగిరి, ఫిబ్రవరి 7:—

ఇచ్చటకు పదిమైళ్ల దూరంలో యున్న ఉద్దండరాయునిపాలెంలో 5 వ తేదీ రాత్రి బత్తుల కోటయ్య ఆనపాలంలో పండుకొని యుండగా కత్తితో వాలాచోట్ల పొడవబడినట్లు సమాచారం తెలిసింది.

మరణావస్థలో ఆసుపత్రికి తీసుకొనిరాగానే ఇచ్చట మరణించాడు. పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు శవపంచాయితీ జరిపారు. శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి శవాన్ని పంపారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

పట్టిసాచలక్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్లు

కొవ్వూరు, ఫిబ్రవరి 7:—

పాలకొల్లేటి రామలింగేశ్వరరావు గారు యిలా వ్రాస్తున్నారు: "పట్టిసాచల మహాక్షేత్రములో శివరాత్రి మహోత్సవం ఏర్పాట్లు జరుగుచున్నవి. లక్షలాదిగ యాత్రికులు, నలుమూలలనుంచి భక్తులెల్లరువచ్చి సందర్శించి తరిస్తారని ఆశిస్తున్నాను. 16—2—61 తేదీ లగాయతు — 27—2—61 వరకు మహారుద్రయాగం జరుపబడుచున్నది.

పట్టిసం క్షేత్రానికి రాజమహేంద్రవరం నుంచి లాంచీలమీదనైనా, కొవ్వూరునుంచి బస్సుల మీదనైనా చేరవచ్చును. యాత్రికులకు దేవస్థానం వారు జిల్లాపరిషత్ అధికార్లు తగు ఏర్పాట్లు చేస్తున్నారు."

మార్కొండపాడులో త్వరలో కుమ్మరి కేంద్రం

కొవ్వూరు, ఫిబ్రవరి 7—

కొవ్వూరు పంచాయితీసమితి బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసరు వి. వెంకటస్వామి యిచ్చట కుమ్మరి, కుమ్మరి పనిని వృత్తిగాలవారిని సహాయ పేదలకు, ప్రభుత్వంవారు ఆయావృత్తులవారికిచ్చే సహాయాన్ని వివరించారు.

త్వరలో మార్కొండపాడులో కుమ్మరి కేంద్రం నెలకొల్పుటకు సమితి నిర్ణయించిందని, ఒక 'ప్యాటర్న్‌ప్లాంట్' ను సమితి నియమించిందని, అనుభవజ్ఞులైన కుమ్మరులు త్వరలో సమితికి సహకరించాలని శ్రీ వెంకటస్వామి సూచించారు. (మ.వి)

విజయవాడలో ఆనరరీ ఫస్టుక్లాసు బెంచిమేజస్ట్రేటులుగా రాష్ట్ర ప్రభుత్వంవారిచే నియమింపబడిన క్రింది వారి గౌరవార్థం విజయవాడలో ఒక అల్పాహారవిందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎడమనుంచి కుడికి శ్రీమతి సి. శాంతావతమ్మ. కె. పి. రాఘవరావునాయుడు, శ్రీ షరీఫ్ నూరుద్దీన్‌సాహెబ్, (ఉపాధ్యక్షులు) శ్రీ జి. వి. ఎస్. ఆర్. ప్రసాద్, (అధ్యక్షులు) శ్రీ ఎం. కె. కోటిరత్నం, శ్రీ జి. సుబ్బారావు గార్లు. వీరి వెనుక కోర్టు సిబ్బంది గలరు.

టెండరు నోటీసు

1961 సంవత్సరంలో పార్లమెంటు రిజిస్ట్రేటివ్ అసెంబ్లీ ఓటర్ల జాబితా అచ్చువేయుటానికి సీల్డు టెండర్లు 28—2—61 మ. 4 గం. వరకు కోరబడుచున్నవి. పేజీకి రేట్లు సెపరేట్ ద్రవ్య నాణెములలోనే తప్పక తెలుపవలెను. కవరుమీద కంట్రోలరు ఆఫ్ స్టేషనరి అండ్ ప్రింటింగు, మద్రాసు అడ్రెసు వ్రాసి దానిమీద "1961 కి ఓటర్ల జాబితా ముద్రణకు టెండర్లు" అని సూపర్‌స్క్రైబ్ చేయవలెను. వివరములకు, నిబంధనలకు 1—2—61 తేదీ ఫోర్టు సెయింట్‌జార్జి గెజెట్టు సెక్షన్ 3—పార్టు 6—1 నుంచి 2 పేజీలలో చూడండి.

సి. డి. జానకిరామన్,
కంట్రోలర్ ఆఫ్ స్టేషనరి అండ్ ప్రింటింగ్, మద్రాసు.

సంగ్రహ ప్రకటనలు

కారు అమ్మకం

1947 స్టాండర్డు 14 హా. ప. మంచి స్థితిలో ఉన్నది — సుమారు 30 వేల. మై. జ. అమ్మబడును. వివరములకు : కె. వెంకటరావు, 4వ లైను, బ్రాడీపేట, గుంటూరు.

ప్రకటన

ఎయిర్‌కండిషన్ హైకిల్సు, నవితా కుట్టు మెషిన్లు ఉంటాయి నెలసరి వాయిదాలమీద కొనండి. ఆర్డరుతో రు.50—కట్టి, ఆరువాత నెం 1కి రు. 15— వంతున 8 నెలలు చెల్లించండి. ఆర్డరు యింగ్లీషులోనే పంపండి.

యునైటెడ్ ఇండస్ట్రీస్,
జవహర్‌రోడ్, బొంబాయి—54.

నోటిఫికేషన్

మా ఖాతాదారులకు శాతాదారులకు యిందుమూలముగా తెలియపరచునది యేమనగా, కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలకు లేలాండ్ ప్రాడక్టులకు మా సబ్‌డీలర్లుగా ఉన్న మెసర్స్ సర్కార్స్ ఆటోమొబైల్స్, రైలుపేట, గుంటూరువారు 31—12—60 తేదీ లగాయతు మానుకొన్నారు. లేలాండ్ ప్రాడక్టులకు, అమ్మకములు, సర్వీసు, స్పేరులు విషయంలో వెంటనే శ్రద్ధ తీసుకొనేందుకు వీలుగా, విజయవాడలో త్వరలోనే మా స్వంత బ్రాంచి ఒకదానిని ప్రారంభించబోతున్నామని మా ఖాతాదారులకు తెలుపు సంతోషిస్తున్నాము.

ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్సు ప్రైవేట్ లిమిటెడ్,
8571 రాష్ట్రపతి రోడ్డు, సికింద్రాబాద్.



ఎల్లోరా ఆర్ట్ ఇండస్ట్రీస్,
లోహార్‌చాల్, బొంబాయి-2.

దక్షిణ రైల్వే

బండ్ల సర్వీసులలో మార్పులు

15—2—61 నుంచి దిగువ ఎక్స్‌ప్రెస్, ప్యాసెంజరు బండ్ల సర్వీసులలో మార్పులు చేయబడును.

1. విస్తరణ చేయబడిన బండ్లు :

బండినంబరు వివరణ	స్టేషన్	పోక గం. ని.	స్టేషన్	రాక గం.ని.
నం.419 ఏలూరు—రాజమండ్రి ప్యాసెంజరు	విజయవాడ	3—30	ఏలూరు	5—10
నం. 420 రాజమండ్రి — ఏలూరు ప్యాసెంజరు	ఏలూరు	20—40	విజయవాడ	22—45
నం. 405 రేపల్లె — తెనాలి ప్యాసెంజరు	తెనాలి	13—00	గుంటూరు	13—55
నం. 406 తెనాలి — రేపల్లె ప్యాసెంజరు	గుంటూరు	14—20	తెనాలి	15—15

2. వేళలలో మార్పులు :

నం. 19 మద్రాసు — కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ గం. ని. ↓	స్టేషన్	నం. 20 కొచ్చిన్ — మద్రాసు ఎక్స్‌ప్రెస్. గం. ని. ↑
19—00	మద్రాసు సెంట్రల్	8—30
23—58 0—10	జాలార్పేట	3—25 3—5
3—50 4—10	ఈరోడు	23—00 22—40
6—20 6—40	కోయం బత్తూరు జంక్షన్	20—45 20—25
11—38 11—41	ఎర్నాకులం జంక్షన్	15—20 15—15
12—00	కొచ్చిన్ హార్బర్ టెర్మినస్	15—00

3. నం. 568 షోరనూరు — కొచ్చిన్‌హార్బర్ ప్యాసెంజరు షోరనూరునుంచి ఉ.9—30 గం.కు బయలుదేరి కొచ్చిన్ హార్బరు టెర్మినస్ 14—55 గం.కు చేరును.

4. నం. 420 రాజమండ్రి — ఏలూరు ప్యాసెంజరు రాజమండ్రినుంచి 17—20 గం.కు బయలుదేరును.

మధ్య స్టేషన్లలో, పై బండ్ల వేళలలోని మార్పులున్నూ ఇతర ప్యాసెంజరు బండ్ల వేళలలోని కొద్ది మార్పులున్నూ ఆయా స్టేషనులందు నోటీసు చేయబడినవి.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు.

1961 సంవత్సరం ఆల్ ఇండియా 'మిస్టర్ ఇంటర్ యూనివర్శిటీ' పోటీలలో గెలుపొందిన పి. ఆర్. గవర్నమెంట్ కళాశాల (కాకినాడ) విద్యార్థి సోమంచి సుబ్బారావు ఆంధ్ర యూనివర్శిటీ జట్టుకు కెప్టెన్‌గా ఈ పోటీలలో ఆయన పాల్గొన్నారు.

క్రీడారంగం:

సర్వీసెస్ జట్టుకు సంతోష్ ట్రాఫీ

కాలికట్, ఫిబ్రవరి 10:— సంతోష్ ట్రాఫీ జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో సర్వీసెస్‌జట్టు నిన్న సాయంత్రం గత యేడాది విజేతలైన బెంగాల్ జట్టును ఒకేఒక గోలుతో ఓడించి ట్రాఫీ గెల్చుకొన్నది.

సర్వీసెస్‌జట్టుకు ఈ ట్రాఫీ లభించడం ఇదే ప్రప్రథమం. గడిచిన రెండేళ్లలోను బెంగాల్ జట్టు వరసగా ఈ ట్రాఫీ గెల్చుకొన్నది.

36 గంటల సైకిల్ ప్రదర్శన

భీమవరంలో శ్రీమతి మేరీజోసెఫ్‌చే

(మన విలేఖరి)

భీమవరం, ఫిబ్రవరి 9:— శ్రీమతి మేరీ జోసెఫ్(18) అనేఆమె ఇక్కడ 36 గంటలసేపు ఏకధాటిగా సైకిల్ త్రొక్కింది. ఈ ప్రదర్శన యు. యల్. సి. యుప్. హైస్కూలు ఆవరణలో ఇటీవల జరిగింది. ఈ ప్రదర్శనను వేలాది ప్రజలు చూసి మెచ్చుకొన్నారు. ఈమెభర్త శ్రీ పి. తాలత్‌కూడా సైకిల్ త్రొక్కడంలో ప్రావీణ్యుడు.

శ్రీమతి జోసెఫ్ ప్రదర్శనముందు మూడు రోజులు, ప్రదర్శన తర్వాత మూడురోజులు ఉపవాసం చేస్తారట. సైకిల్ త్రొక్కు సమయంలో గ్లూకోజునీరు, నిమ్మరసం త్రాగుతారు.

రెవిన్యూ ఉద్యోగుల ఆటల పోటీలు

(మన విలేఖరి)

నర్సారావుపేట, ఫిబ్రవరి 7: ఇటీవల గుంటూరులో నిర్వహింప బడిన రివిన్యూ వుద్యోగుల ఆటల పోటీలలో నర్సారావుపేట రివిన్యూ డివిజన్‌కు చెందిన విజేతల సన్మానసభ స్థానిక రివిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ యం. సాదుల్లాఖాన్ గారి అధ్యక్షమున జరిగింది.

టీము చాంపియన్స్‌గా నర్సారావుపేట రివిన్యూ డివిజను టీము జిల్లాపరిషత్ టీము సమానముగా పాయింట్లు సంపాదించినందున రోలింగు టీమ్ చాంపియన్ కప్పును వుభయ జట్లు చెరి ఆరునెలలు వుంచు కొనునట్లు యేర్పాటు జరిగింది.

అక్షరక్రమాన్ననుసరించి నర్సారావుపేటకు ప్రథమార్థమునకు కప్పు బహూకరించ బడింది. కబాడీ పోటీలలో గూడా విజేతలయి, కప్పు బహుమతి పొందిన ఆటగాళ్ళు యితర పోటీలలో పాల్గొన్నవారు స్థానిక పెద్దలు సభలో పాల్గొన్నారు.

శ్రీ సాదుల్లాఖాన్ గారు వందన సమర్పణ చేశారు. రాత్రి నాట్య సంగీత ప్రదర్శనాలు జరిగాయి.

భీమవరంలో టెన్నిస్ ఆటల పోటీలు

భీమవరం, ఫిబ్రవరి 9:— భీమవరం టౌన్‌హాలు యాజమాన్యమున యిచ్చట జరుగుచున్న అఖిలభారత టెన్నిసు పోటీలలో నిన్న, యీవేళ జరిగిన ఆటలఫలితాలు ఇవి: శర్మ (ఏలూరు) సింగిల్సులోను, టి.వి. సుబ్బారావు అండ్ పార్ట్‌నర్, టి.ఆర్.యస్. కుమార్ అండ్ పార్ట్‌నర్ (భీమవరం) డబుల్సులోను జయం పొందారు. (మ. పి)

మహబూబాబాద్ తాలూకాలో పంచాయతీ ఎన్నికలు

(మన విలేఖరి)

మహబూబాబాద్ ఫిబ్రవరి 10:— పెద్దముప్పారం, తొర్రూర్ పంచాయతీల ఎన్నికలు ప్రశాంతంగా ఈనెల 5న జరగడంతో, ఈతాలూకాలో పంచాయతీకమిటీల ఎన్నికలు పూర్తయినవి. పెద్దముప్పారంలో అయిదు సీట్లు కమ్యూనిస్టులూ, నాలుగుసీట్లు కాంగ్రెసు వారూ, మిగిలిన మూడుసీట్లు స్వతంత్రులూ గెల్చుకున్నారు. తొర్రూర్‌లో కాంగ్రెసు అయిదు సీట్లు, కమ్యూనిస్టులు ఒకటి, మిగతా రెండూ స్వతంత్రులు గెల్చుకున్నారు.

బలపాల, పెద్దనాగారంలలో పోటీలు లేనందున పోల్ జరగలేదు. బలపాలలో ఏనిమిది సీట్లను కాంగ్రెసువారు పోటీలేకుండా గెలిచారు. పెద్దనాగారంలో ఎనిమిది సీట్లను పోటీలేకుండా స్వతంత్రులు గెలిచారు.

గ్రామీణ ప్రాంతాలలో పారిశ్రామిక ఎస్టేట్లు

ప్రతి రాష్ట్రంలోను కనీసం మూడు కేంద్రాలను నెలకొల్పాలని శ్రీ మనూభాయ్ షా సూచన

త్రివేండ్రమ్, ఫిబ్రవరి 10:— ప్రతిరాష్ట్రంలోను గ్రామీణ పారిశ్రామిక ఎస్టేట్లను నెలకొల్పడం అవసరమని లఘుపరిశ్రమలబోర్డు 18 వ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ కేంద్ర పరిశ్రమలమంత్రి శ్రీ మనూభాయ్‌షా నిన్న యిక్కడ సూచించారు.

ద్వితీయ ప్రణాళిక కాలంలో స్థాపించిన పరిశ్రమలను తృతీయప్రణాళిక తొలి సంవత్సరంలోనే పటిష్టం చేయవలసిన అవసరం ఉందని ఇదే నేటి ప్రధానకర్తవ్యమని ఆయన అన్నారు.

కేరళరాష్ట్రంలో ప్రభుత్వ రంగానికి చెందిన అతిముఖ్యమైన ఇంజనీరింగ్ కర్మాగార మొకటి నెలకొల్పబడగలదని శ్రీ మనూభాయ్ షా ఈసందర్భంలో వెల్లడిచేశారు.

లఘుపరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల పంపిణీ, వీటి నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సమన్వయపరచడం — ఇవి లఘుపరిశ్రమలబోర్డు ముందున్న ప్రధానకర్తవ్యాలని పేర్కొన్నారు.

వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లఘుపరిశ్రమల కార్పొరేషన్లను నెలకొల్పాలని, పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలను శాస్త్రీయ పద్ధతులలో తయారుచేయడానికి ప్రతిరాష్ట్రంలోను ప్రత్యేకంగా ఒక పారిశ్రామిక ఎస్టేటును నెలకొల్పాలని సూచించారు.

ప్రతిరాష్ట్రంలోను మూడు గ్రామీణ పారిశ్రామిక ఎస్టేట్లు

ప్రతిరాష్ట్రంలోను కనీసం మూడు గ్రామీణ పారిశ్రామిక ఎస్టేట్లను నెలకొల్పడం అవసరమని, ఇందుకు కావలసిన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయగలదని శ్రీ మనూభాయ్ షా హామీ యిచ్చారు. ఈ పారిశ్రామిక ఎస్టేట్లలో పది లఘుపరిశ్రమకేంద్రాలను నెలకొల్పాలని సూచించారు.

కేంద్రప్రభుత్వ నిర్వహణ కిందనున్న లఘు పరిశ్రమల శిక్షణ కేంద్రాలను చివరకు రాష్ట్ర ప్రభుత్వాలే స్వీకరించవలసిఉంటుందని చెపుతూ శ్రీ మనూభాయ్ షా యిలా అన్నారు:

''ఈ సూచన చేయడానికి కారణం ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వాలే లఘుపరిశ్రమలను నిర్వహించవలసి ఉంటుంది. అందుచేతనే కేంద్రం నిర్వహణ క్రింద ఉన్న లఘుపరిశ్రమల శిక్షణ కేంద్రాలను, విస్తరణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలే స్వీకరించవలసి ఉంటుంది.''

''ఈ కార్యక్రమాన్ని ఒకసారి ప్రారంభించవలసిన అవసరంలేదు. మొదట కొన్నికేంద్రాల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించవచ్చు. తృతీయ ప్రణాళిక పూర్తి అయ్యేనాటికి కేంద్రనిర్వహణకింద శిక్షణ కేంద్రాలు, విస్తరణ కేంద్రాలలో చాలాభాగం రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించగలవని ఆశిస్తున్నాను.''

ఈ సమావేశానికి 120 మంది ప్రతినిధులు మంత్రులు, ప్రత్యేకాహ్వానితులు హాజరయ్యారు. రెండురోజులపాటు సమావేశం జరుగుతుంది.

కేరళలో నిరుద్యోగపరిస్థితులను తొలగించడానికి లఘుపరిశ్రమల స్థాపన చాలవరకు తోడ్పడగలదని పేర్కొన్నారు.

దేశంలో వెనుకబడిన ప్రాంతాలలో సాధ్యమయినంత మేరకు ఎక్కువ పరిశ్రమలను నెలకొల్పే లక్ష్యంతో ప్రైవేట్ రంగంపట్ల ప్రభుత్వ విధానాన్ని పునరాలోచించుకొంటున్నదని వివరించారు.

లఘుపరిశ్రమల బోర్డు ఏర్పాటుచేసిన తరువాత దేశంనలుమూలలా పెద్ద ఎత్తున పరిశ్రమలు విస్తరిల్లినవని, అయినప్పటికీ మరికొంత కృషి అవసరమని శ్రీ మనూభాయ్‌షా విజ్ఞప్తి చేశారు.

దేశమంతటా నిర్మాణంలో ఉన్న 119 పారిశ్రామిక ఎస్టేట్లలోనూ 50 కేంద్రాలు అప్పుడే ఉత్పత్తిని ప్రారంభించాయనీ, మిగిలిన వాటిని గూడా పూర్తిచేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాలకు పరిశ్రమలమంత్రి విజ్ఞప్తిచేశారు.

త్వరలోనే లఘుపరిశ్రమల విస్తరణ పథకానికి అవసరమైన నిపుణుల శిక్షణకు హైదరాబాదులో కళాశాలపని ప్రారంభించగలదని ప్రకటించారు, కాని ప్రతిరాష్ట్రంలోను అవసరమైన నిపుణులను తయారుచేసుకోడానికి ఏర్పాట్లుచేసుకొనవలసిందని శ్రీ మనూభాయ్‌షా సూచించారు.

లఘుపరిశ్రమల కార్పొరేషన్లు పరిశ్రమలు అవసరమైన యంత్ర పరికరాలలు ముడి సరకులను సమకూర్చాలవని, బ్రిటన్‌లోవున్న కార్పొరేషన్ పద్ధతిలో దీనిని నెలకొల్పడం జరిగిందని వివరించారు. లఘుపరిశ్రమలకు అవసరమైన యంత్రపరికరాలలో నూటికి 80 నుండి 90 వంతులవరకు మన దేశంలోనే తయారవుతున్నవని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో త్వరిత గతిని పరిశ్రమలను అభివృద్ధి పరచాలనీ ఇది జరగనచో పట్నం, గ్రామీణ ప్రాంతాలమధ్య ఆదాయ వ్యత్యాసాలు మరింత ఎక్కువ కాగలవని హెచ్చరించారు.

కేరళ ముఖ్యమంత్రి శ్రీ పట్టం థానుపిళ్లె లఘుపరిశ్రమంబోర్డు సమావేశాన్ని ప్రారంభించారు. లఘుపరిశ్రమల విషయంలో దేశమంతటా ప్రశంసనీయమైన అభివృద్ధి జరిగినప్పటికీ, అన్ని ప్రాంతాలలో ఒకే విధమైన అభివృద్ధి జరుగలేదన్నారు.

కేరళరాష్ట్రం అభివృద్ధిపట్ల లఘుపరిశ్రమల బోర్డు ఎక్కువ ఆసక్తిని చూపగలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

ప్రదేశ్ కిసాన్‌సమ్మేళన కార్యవర్గ సమావేశం

విజయవాడ, ఫిబ్రవరి 9:— ఆంధ్రప్రదేశ్ కిసాన్ సమ్మేళన కార్యవర్గ సమావేశం 15 సాయంత్రం 4 గంటలకు విజయవాడ కార్యాలయంలో జరుగుతుందని అధ్యక్షులు వ్రాస్తున్నారు.

కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:— కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యనిర్వాహక వర్గం అయిదురోజుల సమావేశం నిన్న యిచ్చట ప్రారంభమైంది. శ్రీ అజయ్‌ఘోష్, యస్. ఎ. డాంగే, నంబూద్రిపాద్, భూపేష్‌గుప్త, జ్యోతిబాసు, రణదివే, పి. సి. జోషి, యస్. పి. సర్దేశాయ్, డాక్టర్ జడ్. ఏ. అహమ్మదులు నిన్నటి సమావేశానికి హాజరయారు.

పార్టీ జాతీయ మండలి చర్చించడానికి ఈ సమావేశం కొన్ని విధాన పత్రాలను రూపొందిస్తుంది. వాటిని విజయవాడలో ఏప్రిల్‌లో జరుగనున్న పార్టీకాంగ్రెస్ చర్చిస్తుంది.

కమ్యూనిస్టుపార్టీలో అభిప్రాయ భేదాలు

పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టుపార్టీ, భారత—చైనా సరిహద్దు విషయంలో, చైనా అనుకూల వైఖరిని అవలంబిస్తూ, పార్టీ కేంద్ర విధానాన్ని తిరస్కరిస్తున్నది. ఈ వైఖరికి ప్రాతినిధ్యం వహిస్తున్న రైతునాయకుడు శ్రీ భవానీసేన్ పశ్చిమ బెంగాల్ పార్టీశాఖపై, ఆధిపత్యం వహిస్తున్నారు. ఈయన ఈమధ్య పెకింగ్ వెళ్లి తిరిగి వచ్చారుకూడా. పార్లమెంటరీ విధానం కంటే, ప్రజాసంరంభానికి ఆంటిపెట్టుకోవాలని ఈశాఖ కోరుతున్నది. ఆంధ్ర నాయకుడు శ్రీ సుందరయ్యకూడా ఇదే అభిప్రాయంతోవున్నట్లు, కేంద్ర నాయకత్వంపట్ల అసంతృప్తి కనబరుస్తున్నట్లు తెలియవస్తున్నది.

మాస్కోలో కమ్యూనిస్టుపార్టీల సమావేశం అనంతరం, ఈ అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని, కనీసం అంతర్జాతీయ విధానంపై ఏకాభిప్రాయం కుదురుతుందని పార్టీలో కొందరు ఆశించారు. కాని వారి ఆశలు అడియాసలు ఆయాయి. పార్టీ విభేదాలను గురించి బయటకు పొక్కనీయడంలేదు. అప్పటికి, ఇప్పటికి ఇదే భేదం. అంతే.

నెహ్రూ ప్రభుత్వాన్ని సమర్థించడమా లేక సమర్థించకపోవడమా అనేది, పార్టీని వేధిస్తున్న యింకొక సమస్య.మాస్కో ప్రకటనలో పేర్కొన్న ''జాతీయ ప్రజాస్వామ్య'' సూత్రం నెహ్రూ ప్రభుత్వానికి అన్వయిస్తుందని కమ్యూనిస్టులలో జాతీయవర్గం అభిప్రాయం. అన్వయించదని తీవ్రవాదుల భావం. దీనిని సమితి ఆమోదిస్తుందో,తిరస్కరిస్తుందో చూడవలసివుంటుంది. రానున్న ఎన్నికలలో ఎవరితో కలియడమన్నది యింకొక ప్రశ్న.

విపణి వీధి

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 10:—

వేరుశనగప్పు	(80 కె. జి.ఎస్. బస్తా
కొరమాండల్	75—75.50
పినట్సు	73.50—74
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాస గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	445.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్లీన్ ఎం. ఎస్.	47.00
రాజా ఆరోప్	45.50
వేరుశనగకేకు	26.50

మద్రాసు బులియన్ మార్కెట్

సావరన్ (చిల్లర ధర) 8 గ్రాములు	95.50
ఎస్.ఎం.బంగారంరెడీ 10గ్రాములు	125.65
మూసాబంగారంరెడీ 10 గ్రాములు	122.50
బార్‌సిల్వర్ రెడీ (కె. జి.)	213.00
చిల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 10:— 74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—50
డి. బి. సన్నాల ,,	25—50
3 మణుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా. బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
నల్లపెసలు పీలాలు	47—00
మినుములు	52—50
మినుములు (క్రొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్న మణుగుల బస్తా	47—0

విజయవాడ బులియన్ మార్కెట్

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—50
సావరిన్	95—00
వెండి 100 తు.	242—00
వెండి 1 తు.	2—44

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 10:—

కాతాసీక్ ఆర్ నరీ—	రు. 146.75
ఇండియన్ ఐరన్—	రు. 24.68
బంగారం (పాన్సు)	రు. 122.40
వెండి పాన్సు)—	రు. 208.60
లిన్‌సీడ్ (మే)	రు. 34.25
ప్రత్తి ఎత్తనాలు (మే)	రు. 89.00
ప్రత్తి జరిలా (ఏప్రిల్)	563.50
వేరుసెనగ (మే)	218.50
ఆముదాలు (మే)	170.87

నెల్లికుదురు పంచాయతీ ఎన్నికలు

మహబూబాబాద్, ఫిబ్రవరి 10:— నెల్లికుదురు పంచాయతీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా శ్రీ ఎస్. చిత్తరంజన్‌రెడ్డి, శ్రీ పి. రంగారెడ్డిగార్లు పోటీలేకుండా ఎన్నుకోబడ్డారు. (మ.వి)

స్క్రాప్
లైబ్రరీలో
ఏమి కావలసినా
మాకు వ్రాయండి.
పోస్టుబాక్సు నం 5025
బొంబాయి-9.
జాబులు యింగ్లీషులో వ్రాయండి.

నమ్మకమైన
పాతబియ్యం
«శ్రీవిజయ»
రైస్ కంపెనీలో
లభించును
గవర్నరుపేట : విజయవాడ-2
ఫోన్ నెం.704

సి. పి. డబ్లియు. డి., మద్రాసు.

దిగువ పనులకు సీల్డు ఐయిటం రేటు టెండర్లు ఇండియా ప్రెసిడెంటు తరఫున సి. పి. డబ్లియు. డి., అప్రూవుడు, ఎలిజిబుల్ కంట్రాక్టర్లనుండి, రైల్వేలు, ఎం. ఇ. ఎస్., స్టేట్ పి. డబ్లియు. డి., అప్రోప్రియేట్ జాబితాలోని కంట్రాక్టర్లనుండి, 22-2-61 సా. 3 గం. వరకు, మద్రాసు — 10, కీల్పాకు, మిల్లర్స్ రోడ్డు, సి. పి. డబ్లియు. డి., మద్రాసు సెంట్రల్ డివిజన్, ఎగ్జిక్యూటివు యింజనీరుగారిచే కోరబడుతున్నవి.

1. విశాఖపట్టణం ట్రాన్సుమిటర్ బిల్డింగు వద్ద ఏ. ఐ. ఆర్. కు 10 కే. డబ్లియు. మీడియం వేవ్ ట్రాన్సుమిటర్ స్టేషన్ నిర్మాణం. ఎస్టిమేటుఖరీదు రు 1,10,362 ధరావతు సొమ్ము రు. 2,759 —
2. కడపలో ఏ. ఐ. ఆర్. కు 20 కే. డబ్లియు. ఎస్. డబ్లియు. ట్రాన్సుమిటర్ బిల్డింగు నిర్మాణం — ఎస్టిమేటు ఖరీదు రు. 1,28,755 — ధరావతు సొమ్ము రు. 3,219 — టెండర్లు ఆదేరోజు సా. 3—15 గం. లకు తెరవబడును. ధరావతు సొమ్ము ట్రెజరీ—స్టేట్—రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిటు చేసి, సదరు చలాను టెండరుతో జతపరిచి పంపవలెను. టెండరు ఫారములు ఆయన ఆఫీసునుండి ఒక్కొక్కటి రు. 10 — వంతున (వాపసుచేయబడదు) 20-2-61 సా. 5 గం. వరకు పొందవచ్చును. ధరావతు సొమ్ము డిపాజిటు పైవిధంగా చెల్లించకుండ పంపే టెండర్లు వెంటనే నిరాకరించబడును. డిఏ: 925 (29) 60.



ప్రాధాన్యము
ప్రాధాన్యము
ప్రాధాన్యము
ఒకరు చాలా జబ్బుగా ప్రమాదస్థితిలో వున్నారు ..
తక్షణం కబురు వెళ్ళాలి
దానిని "ప్రయారిటీ" టెలిగ్రాము ద్వారా పంపండి
జబ్బులు, ప్రమాదాలు, మరణాలు మొదలైన వార్తలను పంపడానికి 'ప్రయారిటీ' టెలిగ్రాము సౌకర్యం వున్నది.
ఎక్స్‌ప్రెస్, అర్జంట్ సందేశాలకంటే దీనికి అత్యధిక ప్రాధాన్య మివ్వబడుతుంది, మామూలు ఎక్స్‌ప్రెస్ టెలిగ్రాముకు అయ్యే ఖర్చు మాత్రమే అవుతుంది.
అట్టి టెలిగ్రామును పంపుతున్నప్పుడు "ప్రయారిటీ" అని వ్రాయండి
మీ సౌకర్యంకోసం
మాతో సహకరించండి
తంతి — తపాలా శాఖ
DA 60/622

వెండితెర నవల ద్వితీయ ముద్రణ అమ్మకమునకు సిద్ధముగా నున్నవి. ప్రతులకు విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ—2, వెల 75న.పై., పోస్టేజి అదనం.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

ANDHRA PRABHA, VIJAYAWADA.

808456

మీ అందం, ఆనందం ఇనుమడింపచేయు అన్ని రకములయిన వస్త్రములకు
మాజేటి రామమోహనరావు,
వస్త్రు వ్యాపారులు. మెయిన్ బజారు.
ఫోన్ : 322. విజయవాడ-1.

మృగరాజు పగ

రోమ్, ఫిబ్రవరి 11:— అట్లాస్ అనే పదునాలుగేళ్ళ వయస్సుగల ఒక మగసింహం, తనకు శిక్షణనిచ్చిన నిపుణుని గత సంవత్సరం చంప ప్రయత్నించినప్పుడు, రీటాఅనే ఒకచిన్న ఆడసింహం అతనిజీవితాన్ని రక్షించింది. కాగా మంగళవారంనాడు ఇక్కడ సర్కస్ ప్రదర్శనం జరుగుతూ ఉండగా అట్లాస్ రీటాను చంపివేసింది. తానుబలికోనదలచిన వ్యక్తిని ఆ ఆడసింహం రక్షించినదనే కోపంతో పగబట్టి అట్లాస్ ఇలా దానిని తుదముట్టించిందని సర్కస్ అధికార్లు భావిస్తున్నారు.

సంపుటి: 26 సంచిక: 41 ★ విజయవాడ 12-2-1961 ఆదివారం ★ 10 పేజీలు వెల: 13 సయాపైసలు

పారిపోయినాడన్న శ్రీ పాట్రిస్ లుముంబా మరణించినట్లేనా?

బహుశా ఆయనను చంపివేసి ఉంటారని తాను నమ్ముతున్నట్లు లియోపాల్డ్ విల్లీ గవర్నర్ ప్రకటన

—:x:—

శ్రీ లుముంబా పలాయనం వివరాలు కోరుతూ షోంబీకి కాటంగాలో సమితి ప్రతినిధి లేఖ

—:x:—

మాజీ ప్రధాని ప్రభృతులను కాల్చివేసే ఉద్దేశంతో పలాయనానికి అవకాశం కల్పించామనడం అబద్ధమని కాటంగా ప్రభుత్వ ప్రకటన

—:x:—

ఈ ఉదంతం విషయం తనకేమీ తెలియదని శ్రీ హామర్షెల్డ్ ప్రకటన

('ఆంధ్రప్రభ' ప్రత్యేకం) మిత్రరాజ్యసమితి, న్యూయార్క్, ఫిబ్రవరి 11:—

కాటంగా అధికారుల నిర్బంధంనుండి కాంగో తొలిప్రధాని పాట్రిస్ లుముంబా పలాయనం గురించి తన కేమీ తెలియదని మిత్రరాజ్య సమితి ప్రధానకార్యదర్శి హామర్షెల్డ్ నేడు ప్రకటించారు.

ఇండియా ప్రతినిధి శ్రీ సి. యస్. ఝా నాయకత్వాన ఆసియా ఆఫ్రికాదేశాలకు చెందిన కొందరు ప్రతినిధులు తన్ను కలుసుకొన్నప్పుడు హామర్షెల్డ్ పైవిధంగా అన్నారు.

బహుశా లుముంబాను చంపివేసి ఉండవచ్చని తాను విశ్వసిస్తున్నానని లియోపాల్డ్ విల్లీ గవర్నర్ కమిటాటూ ప్రకటించారు.

కాటంగా ప్రభుత్వం ముందుగానే ఒక పథకం వేసి, శ్రీ పాట్రిస్ లుముంబా, ఆయన తోటి ఖైదీ లిద్దరు ఖైదునుంచి తప్పించుకు పోయేటట్లుచేసి, అలా తప్పించుకు పోతున్నారనే నెపంతో వారిని కాల్చివేశారనే వార్త ఏమాత్రమూ నిజంకాదని కాటంగా ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.

అధికార ప్రకటన ఒకదానిలో ఈవిధంగా తెలియజేయబడింది. శ్రీ లుముంబా కోసమూ, ఆయనతోటి వారిద్దరి కోసమూ పెద్దపెట్టున గాలింపు జరుగుతున్నదని కూడా ప్రకటన తెలియజేస్తున్నది.

వివరాలు తెలుపవలసిందని షోంబీకి సమితి ప్రతినిధి లేఖ

కాంగో నాయకుడు శ్రీ పాట్రిస్ లుముంబా ఖైదునుంచి తప్పించుకు పోవడాన్ని గురించిన వివరాలు తెలుపవలసిందని కోరుతూ కాటంగా ప్రెసిడెంట్ మోయిస్ షోంబీకి కాటంగాలోని మిత్రరాజ్యసమితి ముఖ్యప్రతినిధి ఆయాన్ బెరెండ్సెన్ ఒక లేఖ వ్రాసినట్లు సమితి ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఈ వ్యవహారాన్ని విచారించ వలసిందంటూ న్యూయార్క్‌లోని సమితి కార్యాలయాన్నుంచి గతరాత్రి ఉత్తర్వు వచ్చినమీదట షోంబీకి బెరెండ్సెన్ ఈవిధంగా వ్రాసినట్లు ఈ ప్రతినిధి తెలియజేశారు. ఈలేఖ వివరాలను మాత్రం ఆయన తెలియజేయలేదు.

లుముంబాను, ఆయన తోటిఖైదీలను నిర్బంధంలో ఉంచిన[illegible] కోసం గాలింపు జరిగిన ప్రాంతంలో కాని సమితి సేనలు లేవనికూడా ఈ ప్రతినిధి తెలియజేశారు.

హామర్షెల్డుకు మాస్కో అభ్యర్థన

మాస్కో, ఫిబ్రవరి 11:— శ్రీ లుముంబా హత్యచేయబడినట్లు వెలువడిన వార్తలు ఎంతవరకు నిజమో తెలుసుకొనవలసిందని సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్షెల్డ్‌ను సోవియట్ యూనియన్ కోరినట్లు సోవియట్ వార్తాసంస్థ టాస్ ప్రకటించింది.

కాంగో ప్రథమ ప్రధాని కాటంగాలో మరణించినట్లు వెలువడుతున్న పుకారులకు తనదేశం ఆందోళన చెందుతున్నదని సెక్రెటరీ జనరల్‌కు సమితిలో సోవియట్ ప్రతినిధి శ్రీ వెలేరియన్ జోరిన్ నిన్నను ఒక లేఖ వ్రాసినట్లు ఆ వార్తాసంస్థ తెలియజేసింది.

"శ్రీ లుముంబా, ఆయన తోటివారిగతి ఏమయిందో కాంగోలోను, ముఖ్యంగా కాటంగాలోను సమితి ప్రతినిధివర్గాల ద్వారా అన్నివిధాల తెలుసుకుని, ఆ విషయాన్ని ఏవిధమైన జాగులేకుండా భద్రతాసంఘానికి తెలియజేయడానికి అవసరమైన చర్యలన్నిటినీ మీరు తక్షణం తీసుకుంటారని సమితిలోని సోవియట్ ప్రతినిధివర్గం ఆశిస్తున్న"దని శ్రీ జోరిన్ వ్రాసిన లేఖలో వున్నది.

"కారు కనుపించిందికాని తుపాకులు కనుపించలేదు"

లుముంబా ఆయనతోటివారు ఖైదునుంచి పారిపోయినప్పుడువాయమైన కారు కనుపించిందికాని, రెండు తుపాకులుమాత్రం కనుపించలేదని అవి ఆ కారులో లేవనీ కాటంగా ప్రభుత్వం ఇవాళ విడుదలచేసిన ప్రకటన తెలియజేస్తున్నది.

లుముంబా, ఆయన సహచరులిద్దరిని కాపలా కాస్తున్న పదిహేనుమంది "అశ్రద్ధ"గావుండి వుండాలనీ, అందువల్లనే వారు పారిపోగలిగి వుంటారనీ కాటంగా అంతరంగికశాఖ మంత్రి ప్రకటించారు.

విచారణ జరపడానికిగాను కొందరు ఇవాళ దక్షిణ కాటంగాకు విమానంలో వెళ్లారు. వీరు లుముంబా ప్రభృతులను ఖైదుచేసిన వ్యవసాయ కేంద్రానికి ఈ ఉదయం వెళ్లారని మునంగో ప్రకటన తెలియజేస్తున్నది. లుముంబా, ఒకిటో ఎమ్ పొలోంను వెతికి పట్టుకునే విషయంలో సహకరించవలసిందని ప్రజలను కోరుతూ 15 వేల కరపత్రాలను దక్షిణ కాటంగాలో పంచిపెట్టారు.



లావోస్ ప్రధానమంత్రి బౌనోమ్ దక్షిణ లావోస్‌లోని ప్రాచీన దేవాలయంలో బౌద్ధమతాధిపతి యెదుట ప్రార్థన జరుపుతున్న దృశ్యం

రష్యా, మొరాకో సంబంధాలు

బ్రెజ్నేవ్, మహమ్మద్ రాజుల చర్చ

రాబట్, ఫిబ్రవరి 11:— సోవియట్ యూనియన్ ప్రతినిధి బ్రెజ్నేవ్ నిన్న మొరాకో రాజు అయిదవ మహమ్మద్‌తో సోవియట్—మొరాకోల సంబంధాలను గురించి చర్చించారు.

ఈ సంభాషణల సమయంలో మొరాకో యువరాజు హాలేహస్సాన్, మువ్వురు సోవియట్ మంత్రులు కూడా హాజరైనారు.

మొరాకోకు రష్యన్ ఫైటర్ విమానాలు

సోవియట్ యూనియన్ మొరాకోకు మిగ్ ఫైటర్ విమానాలను సరఫరా చేసిందని మొరాకో ప్రభుత్వ సమాచార శాఖామంత్రి శ్రీ మౌలే [illegible] విలేఖరులతో అన్నారు.

ఎన్ని ఫైటర్ విమానాలు అందజేయబడినదీ చెప్పడానికి ఆయన నిరాకరించారు.

ఢిల్లీ టెస్ట్ స్కోర్

పాకిస్తాన్ 1వ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 160 పరుగులు

ఢిల్లీ, ఫిబ్రవరి 11:— ఇక్కడ జరుగుతున్న ఐదవ టెస్ట్ పోటీలో మూడవరోజైన ఇవాళ పాకిస్తాన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించింది. ఇదే ఆఖరు టెస్ట్ పోటీ కూడాను.

బుర్కీ 42 పరుగులు, ముస్తాక్ 38 పరుగులు సాధించి ఇంకాబ్యాట్ చేస్తున్నారు.

పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు వివరాలు : హనీఫ్—1, ఇమ్తియాజ్—25, సయీద్ అహమ్మద్—38, జావేద్ బుర్కీ—42, వలిస్ మాతియాస్—10, ముస్తాక్ (బ్యాట్ చేస్తున్నాడు)—38, ఎక్‌స్ట్రాలు—8. మొత్తం నాలుగు వికెట్లకు 160 పరుగులు. వికెట్ల పతనం : 1—10, 2—60, 3—48, 4—89.

బవులింగు వివరాలు : రమాకాంత్ దేశాయి 15—3—58—1, ఆర్. సుర్తి 6—0—17—0, వద్కర్ణి 21—12—19—1, కుమార్ 20—11—33—2, బోర్డే 8—3—25—0.

లావోస్ సమస్యకు పరిష్కార మార్గం

—:x:—

అంతర్జాతీయ సమావేశం ఏర్పాటుచేయడం ఒకటేననీ శ్రీ సౌవన్నఫౌమా ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 11:—

లావోస్ అంతర్యుద్ధ సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటుచేయడం ఒక్కటే మార్గమని, ప్రస్తుతం ప్రవాసంలోఉన్న లావోస్‌ప్రధాని సౌవన్నఫౌమా ప్రకటించారు.

అంతర్జాతీయ కమిషన్‌ను పునరుద్ధరించడానికి తాను 'వ్యతిరేకి' కానప్పటికీ, లావోస్ అంతర్యుద్ధ సమస్య పరిష్కారం కావలెనంటే అంతర్జాతీయ రాజ్యాల సమావేశం ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని శ్రీ సౌవన్నఫౌమా ప్రకటించినట్లు టాస్ వార్తాసంస్థ తెలుపుతున్నది.

శ్రీ సౌవన్నఫౌమా, తనవైఖరిని, కంబోడియా రాజధాని ఫ్నామ్‌పెన్‌లోని విదేశ రాయబారు లందరికీ తెలియజేశారు.

గతసంవత్సరం వియంటియేన్‌లో సమరం జరుగుతున్న సందర్భంలో తటస్థ నాయకుడైన శ్రీ సౌవన్నఫౌమా, కంబోడియాకు పారిపోయారు.

లావోస్ సమస్యా పరిష్కారానికి 14 రాజ్యాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంబోడియా అధినేత శ్రీ నరోదమ్ సిహనౌక్ చేసిన ప్రతిపాదనను శ్రీ సౌవన్నఫౌమా సమర్థించారు.

కాటంగా సైన్యానికి దక్షిణ ఆఫ్రికనుల సమీకరణ

జోహాన్స్‌బర్గ్, ఫిబ్రవరి 11:— కాటంగా సైన్యంలో పనిచేయటానికిగాను యుద్ధానుభవమున్న వందలకొద్దిమంది దక్షిణ ఆఫ్రికన్‌లను జోహాన్స్‌బర్గ్‌లో సమీకరిస్తున్నారు.

నెలకు 144 పౌండ్ల జీతమిచ్చేటట్లు ఆరువేలకు కాంట్రాక్టు మీద సైనికులను సమీకరిస్తున్నారు.

సైన్యంలోనికి జనాన్ని చేర్చు కొనడానికిగాను వచ్చిన ఏజెంట్లలో ఒక డైనమావర్ ఫిన్లెబెర్ తిరిగి కాటంగాకు వెళ్లడానికి పూర్వందక్షిణ ఆఫ్రికా రక్షణమంత్రి ఫ్రాంకాయిస్ ఇరాస్మస్‌ను కేప్‌టౌన్‌లో కలుసుకున్నారు.

కాటంగా సైన్యానికి ఫ్రాన్సులో వాలంటీర్లు

పారిస్, ఫిబ్రవరి 11:— కాటంగాసైన్యంలో వలంటీర్లుగా పనిచేయడానికి గాను "కాటంగా మిషన్" కార్యాలయం వద్ద మాజీ ఫ్రెంచి సైనికులు బారులు తీర తున్నార.

కర్నల్ రోజిక్ ట్రింక్వియర్ "వ్యక్తిగత కార్యాలయం"అనే పేరుతో ఇది ఈ వారంలో ఏర్పాటయింది. కాంగోనుంచి విడిపోయినకాటంగా రాష్ట్రం ప్రెసిడెంట్ మోయిస్‌షోంబీ సాయుధబలాలకు శిక్షణ నివ్వడానికి గాను మాజీ ఫ్రెంచి పారాచూట్ సైనికాధికారి అయిన కర్నల్ ట్రింక్వియర్ గతవారంలో ఆమోదించారు.

కాటంగాలో పనిచేయడానికి ఎందరు మాజీ సైనికులు ముందుకు వచ్చారో వెల్లడించడానికి ఈ కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు.

[మిగతా 3 వ పేజీలో]

బస్తర్ మహారాజు అరెస్టు

భోపాల్, ఫిబ్రవరి 11:—

బస్తర్ మహారాజును నేడు బస్తర్ జిల్లాలో పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంక్రింద నిర్బంధంలోకి తీసికొన్నారు.

మహారాజ ప్రవీర్ చంద్రభంజదేవ్ నేడు కటక్ నుంచి బస్తర్‌జిల్లాలో ప్రవేశించగానే ఆయనను పోలీసులు నిర్బంధంలోకి తీసికొన్నారని ఇక్కడకు చేరిన వార్త తెలుపుతున్నది.

ఆయన గతమాసం కేంద్ర హోంమంత్రిని కలిసికోవటానికి ఢిల్లీవెళ్లి తిరిగి ఇంతవరకు వస్తరానికి రాలేదు.

బస్తర్ మహారాజ మధ్యప్రదేశ్‌లోకి రాగానే ఆయనను అరెస్టు చేయవలసిందిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరువు లిచ్చినట్లు పత్రికలలో వచ్చిన వార్తలు చూచి ఆయన ప్రస్తానికి మధ్యప్రదేశ్‌లోకి రాదలచలేదని కటక్ నుంచి ఒక ప్రకటన చేశారు.

నేడాయన కటక్‌నుంచి జగదల్‌పూర్ బయలుదేరిరాగానే పోలీసు పోలీసులు నిర్బంధంలోకి తీసికొన్నారు.

ల్యూనాపై కాటంగాసేన దాడి

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 11:— బొగ్గుగనుల పట్టణమైన ల్యూనాపైకి, 1200 మంది కాటంగా సైనికులు దాడి ప్రారంభించారు. ఎలిజబెత్‌విల్లీకి దక్షిణానగల ఈ పట్టణం చాలావారాలుగా బాలుబా తిరుగుబాటుదారుల ఆధీనంలో వున్నది.

కాటంగాలోకల్లా పెద్ద బొగ్గుగనులు ల్యూనా వద్ద వున్నవి.

బాబూజీ

"ఇన్సూరెన్సు ఏజెంటా? జనాభా లెక్కలు సేకరించటానికి వచ్చావనుకొని పీకు ఆ సమాచారమంతా ఇచ్చాను!"

కోలారు బంగారు గనులు

కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుందట

కోలారు, ఫిబ్రవరి 11:— కోలారు బంగారు గనులను మైసూరు ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు మైసూరు ప్రభుత్వంచే జాతీయం చేయబడిన సంస్థల ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

ఈ గనులను నిర్వహించవలసిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తున్నట్లు ఆయన పత్రికా విలేఖరులకు తెలియజేశారు. బ్రిటిష్ గనుల కంపెనీలకు 164 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించినమీదట రాష్ట్ర ప్రభుత్వం ఈ గనులను 1956 నవంబరులో జాతీయం చేసింది.

"లుముంబా మరణిస్తే కాంగోలో రక్తపాతమే"

క్లియోఫస్ కమిటాటూ హెచ్చరిక

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 11: శ్రీ లుముంబా మరణవార్త ధృవపడితే దేశమంతటా రక్తం కాల్వలు కడుతుందని లియోపాల్డ్‌విల్లీ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీ క్లియోఫస్ కమిటాటూ ఇవాళ హెచ్చరించారు.

పశ్చిమదేశాల రాయబారులు శ్రీ రాజేశ్వర దయాల్‌ను కలుసుకుని ఓరియంటల్, కివూ రాష్ట్రాలలోని పశ్చిమ యూరపియన్‌లకు ప్రత్యేక రక్షణ ఏర్పాట చేయవలసిందని కోరారు. శ్రీ లుముంబా మరణం నిజమైతే అక్కడ తీవ్ర ప్రతీకార చర్యలు జరగగలవని భావిస్తున్నారు.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

సంవత్సరం వరకు కాంగ్రెసు సంస్థ ఎన్నికలు వాయిదా

—:x:—

వర్కింగ్ కమిటీకి జలందర్ సమావేశం సిఫారసు

జలందర్, ఫిబ్రవరి 11:—

రానున్న జనరల్ ఎన్నికలదృష్ట్యా కాంగ్రెసుసంస్థకు సంబంధించిన ఎన్నికలను ఒక సంవత్సరంవరకు వాయిదా వేయాలని ప్రదేశ్ కాంగ్రెస్‌ల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నేడు వర్కింగ్ కమిటీకి ఏకగ్రీవంగా సిఫారసు చేసింది.

ఈ సమావేశం నేడు ఉదయమే ప్రారంభమైంది.

కాంగ్రెసు నియమావళి ప్రకారం ప్రస్తుతమున్న కాంగ్రెసు సంఘాలు పదవీకాలం ఈ సంవత్సరాంతంతో పూర్తి అవుతుంది. వచ్చే సెప్టెంబరులో పార్టీ ఎన్నికలు జరగవలసి ఉన్నవి.

నేటి సమావేశంలో చాలమంది పాల్గొన్నారని కాంగ్రెసు కార్యదర్శి శ్రీ సాదిక్ అలీ చెప్పారు.

ఒరిస్సా, అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్‌లు తప్ప మిగిలిన ప్రదేశ్ కాంగ్రెసుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి ఉపోద్ఘాత వాక్యాలతో సమావేశం ప్రారంభమైనదని, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, అభ్యర్థుల నిర్ణయంతోసహా రానున్న ఎన్నికలకు జరపవలసిన సన్నాహాలు సమావేశం పరిశీలించవలసి ఉన్నదని శ్రీ సాదిక్ అలీ నేటి మధ్యాహ్నం భోజన సమయంలో చెప్పారు.

ప్రతినిధులు స్థానిక సమస్యలను గురించి కాక సంస్థకు సంబంధించిన సమస్యలపై ప్రశంసించాలని సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ సంజీవరెడ్డి సలహా ఇచ్చారు.

వచ్చే ఎన్నికలలో పార్లమెంటుకు, శాసనసభలకు అభ్యర్థులను నిర్ణయించటంలో అనుసరించవలసిన విధానాలను శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి వివరించారు.

అభ్యర్థుల నిర్ణయ సందర్భంలో సాధ్యమైనంత ఎక్కువగా కాంగ్రెసు వారిని సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని గుర్తించటమో ఈ విధానమనీ, అలా చేస్తే ప్రజల ఆమోదం పొందిన వారిని నిర్ణయించటానికి వీలుపడుతుందని శ్రీ సాదిక్ అలీ చెప్పారు.

శ్రీ శాస్త్రి వివరించిన విధానం ప్రకారం అభ్యర్థుల నిర్ణయానికి పరిశీలకులను నియమిస్తారనీ, ఈ పరిశీలకులు రెండుబృందాలుగా ఉంటారనీ, ఒక బృందాన్ని కేంద్ర ఎన్నికల సంఘమూ, రెండవ బృందాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘమూ నియమిస్తాయనీ శ్రీ సాదిక్ అలీ చెప్పారు.

ఈ బృందాలు నియోజకవర్గాల పరిస్థితులను పరిశీలించి అంచనా కట్టి నివేదికలు సమర్పిస్తాయి, ఆ నివేదికల సూచనల దృష్ట్యా అభ్యర్థుల నిర్ణయం జరగాలని కూడ కాంగ్రెసు కార్యదర్శి చెప్పారు.

అభ్యర్థుల నిర్ణయంలో తుది అధికారం కేంద్ర ఎన్నికల సంఘానిదే అనీ, అయితే రాష్ట్ర ఎన్నికల సంఘాల సూచనలు చాలవరకు స్వీకరించ బడతాయని కాంగ్రెసు కార్యదర్శి తెలియచేశారు.

అభ్యర్థుల నిర్ణయంలో కొన్ని ప్రమాణాలు అర్హతలు కూడ చూస్తారనీ, అభ్యర్థులు చేసిన ప్రజాసేవ, పార్లమెంటరీ పనిలో వారికి గల ఆసక్తి వారి వారి సాంఘిక ఆర్థిక దృక్పథాలుకూడ పరిగణనలోకి తీసికొనబడతాయని ఆయన వివరించారు.

శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి నివేదికపై సమగ్రమైన చర్చ జరిగినదనీ, అన్ని ప్రదేశ్ కాంగ్రెసు సంఘాల ప్రతినిధులు కూడ తమ తమ ప్రాంతాల పరిస్థితులను గత అనుభవాన్ని వివరిస్తూ చర్చలో పాల్గొన్నారని శ్రీ సాదిక్ అలీ తెలియచేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫారసులకు చెప్పుకోదగినంత ప్రాముఖ్యం ఇయ్యాలని కొన్ని ప్రదేశ్ కాంగ్రెసు సంఘాలు వాదించినవట.

గ్రామ పంచాయతులకు, సమితులకు ఎన్నికైన కాంగ్రెసు వారిని, కాంగ్రెసేతరులను కూడ అభ్యర్థుల నిర్ణయం సందర్భంలో సంప్రతించాలని కూడ వారు కోరారని కాంగ్రెసు కార్యదర్శి చెప్పారు.

అల్పసంఖ్యాక వర్గాలకు, స్త్రీలకు, కొత్తవారికి ఎంత శాతం స్థానాలు ఇయ్యాలన్న విషయం గురించి, పాతవారిలో ఎంత శాతం విరమింపకోవాలన్న విషయం గురించి కూడ నేటి ఉదయం చర్చలు జరిగినవి.

ఈ చర్చలు నేటి మధ్యాహ్నం సమావేశంలో కూడ కొనసాగుతాయి.

ప్రధాని నెహ్రూ పిలానికి రాక

బిర్లా విద్యాసంస్థలకు ప్రారంభోత్సవం చేసేనిమిత్తం

పిలాని, ఫిబ్రవరి 11:— బిర్లా విద్యాసంస్థల వజ్రోత్సవాలకు ప్రారంభోత్సవం చెయ్యడానికి, ప్రధానినెహ్రూ ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధి, విద్యామంత్రి డాక్టర్ శ్రీ మాలిలతోసహా నేడిక్కడికి వచ్చారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్‌లాల్ సుఖాడియా, శ్రీ జి. డి.బిర్లా, నెహ్రూప్రభృతులకు విమానాశ్రయంలో స్వాగతమిచ్చారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి, ప్రధానినెహ్రూకు ముఖ్యులైన ప్రభుత్వోద్యోగులను పరిచయం చేసారు.

శ్రీ నెహ్రూ, ఆ పిదప విమానాశ్రయంనుంచి శారదా పీఠానికి వెళ్లారు. పాలరాతితో నిర్మించబడిన శారదాదేవి ఆలయంలో పురోహితులు ప్రధానికి పూజా పుష్పాలు బహూకరించారు. నెహ్రూ ఒక అరగంటసేపు ఆలయాన్ని సందర్శిస్తూగడిపారు.

ఆ పిదప శ్రీ నెహ్రూ 'విద్యావిహార్' శిబిరానికి వెళ్లారు. ఇంజనీరింగు కాలేజీ, సైన్సు కాలేజీల మ్యూజియములను శ్రీ నెహ్రూ సందర్శించారు. శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ థాకర్ శ్రీ నెహ్రూకు సైన్సు కాలేజీ తాలూకు వివిధ విభాగాలను చూపారు.

శ్రీ పంత్‌తో భూటాన్ మహారాజు సమావేశం

ప్లానింగ్ కమిషన్ సభ్యులతోకూడ చర్చలు

ఢిల్లీ, ఫిబ్రవరి 11:— భూటాన్ మహారాజ నేడిక్కడ హోంమంత్రి శ్రీ పంత్‌ను కలిసికొని ఆయనతో 45 నిమిషాలసేపు సంభాషించారు.

అంతకుముందు భూటాన్ ప్రధాని శ్రీ జిగ్మీదోర్జీ శ్రీ పంత్‌ను కలిసికొని ఇరుదేశాలకు సంబంధించిన విషయాలపై ఆయనతో రెండు గంటలు చర్చించారు.

భూటాన్ మహారాజ నేడు ప్లానింగు కమిషన్ సభ్యులనుకూడా కలిసికొని దాదాపు రెండుగంటలు చర్చలు జరిపారు.

విద్య, లఘుపరిశ్రమలు, విద్యుచ్ఛక్తి, గనులు మొదలైన వాటికి తమ ప్రభుత్వశాఖలు తయారుచేసిన పథకాలను గురించి ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యులతో చర్చించినట్లు తెలుస్తున్నది.

కొత్తగూడెం వద్ద థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రం

—:x:—

ప్రపంచ బ్యాంకు సహాయానికి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన

హైదరాబాద్, ఫిబ్రవరి 11:—

తృతీయ ప్రణాళికాకాలంలో కొత్తగూడెంవద్ద రు. 10 కోట్ల ఖర్చుతో థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాన్ని నిర్మించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహాయం కోరింది.

ప్రపంచబ్యాంకు సాంకేతిక సలహాదారు శ్రీ గేమార్షల్ జనవరి చివరి వారంలో హైదరాబాద్ వచ్చి రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనం వివరాలపై విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల చీఫ్‌ఇంజనీర్ శ్రీ ఎస్. ఎ. ఖాదర్‌తో చర్చలు జరిపారు.

శ్రీ మార్షల్ త్వరలోనే తన నివేదికను భారత ప్రభుత్వానికి, ప్రపంచబ్యాంకుకు సమర్పిస్తారు.

కొత్తగూడెంలో ఎరువుల ఫ్యాక్టరీనిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొనటంచేత అక్కడ విద్యుచ్ఛక్తి స్టేషన్‌కూడ అవసరమవుతున్నది.

రు. 25 కోట్లతో ఏర్పాటు చేయదలచిన ఎరువుల ఫ్యాక్టరీకి ఆరంభంలో 500 కిలోవాట్లు, 1962 నాటికి 2 వేల కిలోవాట్లు విద్యుచ్ఛక్తి అవసరమవుతుందని రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేడు చెప్పారు.

స్టేట్‌గ్రిడ్ నుంచి ఈ ఎరువుల ఫ్యాక్టరీకి విద్యుచ్ఛక్తి సరఫరా చేయాలని ఆదిలో భావించబడినదనీ, అయితే గ్రిడ్‌లో ఎక్కడ విద్యుచ్ఛక్తి విఘ్నమైనప్పటికీ ఫ్యాక్టరీ ఆగిపోతుందికనుక ఎరువుల ఫ్యాక్టరీకి జతచేసి విడిగా ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం ఏర్పాటు చేయవలసిందిగా ప్రవీణులు రాష్ట్రప్రభుత్వానికి సలహా ఇచ్చారని ఈ ప్రతినిధి వివరించాడు.

ఈ విద్యుచ్ఛక్తి కేంద్రానికి కావలసిన మొత్తం రు. 10 కోట్లనుపూర్తిగా మంజూరు చేయవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, ప్రపంచ బ్యాంకును కోరినట్లు తెలుస్తున్నది.

శ్రీ మార్షల్ రాష్ట్రప్రభుత్వం తయారుచేసిన ప్రణాళికలను పరిశీలించారు. అతని పరిశీలన ఫలితాంశాలు త్వరలోనే రాష్ట్రప్రభుత్వానికి అందగలవని భావిస్తున్నారు.

భారత ప్రభుత్వము, ప్రపంచ బ్యాంకు దీనికి కావలసిన రు. 10 కోట్లు ఇస్తే ఇందుకోసం తృతీయ ప్రణాళికలో కేటాయించిన రు. 10 కోట్లను మరొక పారిశ్రామిక పథకానికి వినియోగించుకోవచ్చునని ఈ ప్రతినిధి పేర్కొన్నాడు.

ఆరుయూరప్ రాజ్యాల "శిఖరాగ్ర" సమావేశం

పారిస్, ఫిబ్రవరి 11:— భవిష్యత్తులో జరుగగల తమ సమావేశాల సన్నాహాలను పర్యవేక్షించే నిమిత్తం ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఆరు యూరప్ రాజ్యాల అధినేతలు నేడొక ప్రకటన కావించారు.

ఈ ఆరు రాజ్యాలు : జర్మనీ, ఫెడరల్ రిపబ్లిక్, బెల్జియం, ఫ్రాన్సు, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్.

ఈ రాజ్యాల అధినేతలు ఒక 'చిన్న శిఖరాగ్ర సమావేశం' జరిపినపిదప పై ప్రకటన కావించారు.

అధికారాలు!



అతను: నీకోసం యేమైనాచేస్తాను.
ఆమె: చంద్రం! నేను అన్నీ పోగొట్టుకొన్నాను. నువ్వు కూడ నావల్ల నాశనమైపోతున్నావనే బాధతో నేను కృంగి, కృశించిపోవాలా? నాకేమాత్రమైనా ఆత్మతృప్తి, ఆనందం కలిగించాలంటే నీవు పెళ్లి చేసుకోవాలి. ఏమిటి అధికారంఅంటావా?
అతను: లేదు. ఒకప్పుడు నాకంఠంలో వినిపించిన అధికారమే ఇది. అనాడు నీవు గౌరవించావు. ఈనాడు నేను... వినని...రిసాదా? సహాపహిస్తాదా?

వెండితెరపై పెళ్లి కానుక చూడండి!

ప్రతివారూ దుస్తులు హాయిగా ఉండాలనే కోర్తారు
పెనామా బనియన్లు
పెనామా హొజైరీస్ తిరుప్పూర్

సంగ్రహ ప్రకటనలు

కంటిపరీక్ష యంత్రము

కంటిచూపు దోషము పరీక్షచేయు యంత్రం వల్ల, మీ కండ్ల చూపు చాలా బాగుగా పరీక్షచేసి శుద్ధమైన, కంటి అద్దములను అమర్చబడును.

ఆంగ్లో అమెరికన్ ఆప్టికల్ కంపెని, 68, కమర్షియల్ వీధి, బెంగుళూరు—1.

నోటిఫికేషన్

పంచాయితి సమితి, వేటపాలెం

వేటపాలెం పంచాయితి సమితి ఏరియాలో బ్లాకు పనులు చేయుటకు పి. డబ్ల్యు. డి. మరియు హైవేసు కంట్రాక్టర్లనుండి మరియు ఇదితరులనుండియు కంట్రాక్టరుగా నమోదు అగుటకు దరఖాస్తులు ఈ క్రింద సంతకము చేసినవారిచే కోరబడుచున్నవి.

దరఖాస్తుదారులు బాపట్ల తాలూకాఫీసులో రు. 25 — లు రిజిస్ట్రేషను ఫీజుగా వేటపాలెం పంచాయితి సమితి జనరల్ ఫండ్సుకు జమకట్టి పొందిన చలానుయున్నూ మరియు తహశీల్దారుగారి దగ్గర పొందిన సాల్వెన్సీ సర్టిఫికెటుయున్నూ దరఖాస్తు ఫారమునకు జతపరచి పంపవలెయును.

రిజిస్ట్రేషను ఫీజుగా చెల్లించిన రు. 25 — విట్టి పరిస్థితులలోను వాపసు యివ్వబడదు.

టి. కోటేశ్వరరావు,
బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు, వేటపాలెం.

ప్రకటన

గూడూరు పంచాయితి

1. బహిరంగముగా యావన్మందికి తెలియజేయునదేమనగా కర్నూలుజిల్లా, గూడూరుపంచాయితి వారికింత, దినసంత, మాంసముమార్కెట్టు, బజారులు, బండ్ల మెట్టులలో 1961—62 సంవత్సరమునకు అనగా 1—4—'61 నుండి 31—3—1962 వరకు రుసుములు వసూలు చేసుకొను హక్కును పంచాయితి ఆఫీసులో 25—2—1961 సాయంత్రము 3 గం.లకు బహిరంగవేలం వేయబడును. వేలంలో పాల్గొనదలచిన వారు పంచాయితి విధించు షరతులకు లోబడి డిపాజిట్ చేయవలెను.

2. మరియు ఈ క్రింది విషయములకు టెండర్లు 25—2—'61 తేదిన 3 గం. లకు లోపుగా సదరు విషయములు తెలుపుతూ చూపబడిన డిపాజిట్ మొత్తములు చెల్లించి టెండరు పెట్టుకోవలయును. సర్వయి వివరములు గూడూరు పంచాయితి ఆఫీసు ద్వారా ఇవ్వబడిన పొత్తుద్వారాగాని తెలుసుకొనవచ్చును. టెండర్లు 26—2—61 తేది 10 గం. లకు తెరువబడును.

1. 1961—62 సంవత్సరమునకు స్టేషనరీ, పబ్లిక్ హెల్తు ఆర్టికిల్సు సప్లయి.
టెండరు డిపాజిట్ రు. 10 —
2. పంచాయితీకి రెండు ఎద్దులు రెండు దున్నపోతుల సహాయమును యివ్వుట.
టెండరు డిపాజిట్ రు. 20 —

(సం.) పి. రామలింగారెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

టెండరు నోటీసు

పాలకొల్లు మునిసిపాలిటీ

1961—62 సం. కు ఈ మునిసిపాలిటీకి స్టేషనరి సామానులు సప్లయి చేసే నిమిత్తం సీల్డు టెండర్లు దిగువ సంతకం దారుచే 28—3—61 సా. 4 గం. వరకు తీసుకొనబడును. స్టేషనరీ టెండరు ఫారం, షరతులు, ఒక్కొక్క దానికి మునిసిపల్ ట్రెజరీలో రు. 2 — చెల్లించి పొందవచ్చును. ధరావతు సొమ్ము డిపాజిట్టు రు. 100 — టెండర్లు 28—3—61 తేది సా. 4—30 గం. లకు తెరవబడును.

(సం.) ఆర్. రామానుజులు నాయుడు,
కమీషనరు.

టెండరు నోటీసు

విశాఖపట్నం జిల్లా పరిషత్తు

విశాఖపట్నము జిల్లా పరిషత్తు యాజమాన్యమున నున్న కార్యాలయముల ఉపయోగమునకు 1961—62 సంవత్సరమునకు ఎ. స్టేషనరీ సామానులు సప్లయి చేయుటకు, బి. ముద్రణ బైండింగు పనులు చేయుటకు విశాఖపట్నం జిల్లాపరిషత్తు కార్యదర్శి వారికి ఉద్దేశించబడి సీలువేసిన ప్రత్యేకపు టెండర్లు జిల్లా పరిషత్తు ఆఫీసు విశాఖపట్నమునకు తే. 28—2—61 దీ సాయంకాలము 3గంటలకు గాని అంతకు ముందుగాని చేరునట్లు పంపించవలెను. ఆరోజున సాయంకాలము 4 గంటలకు జిల్లా పరిషత్తు ఆఫీసులో కార్యదర్శి గారివల్ల తెరువబడును.

టెండరు ఫారమునకు టెండరు షరతులకు ఎ. గ్రూపునకు రు. 2—0—0, బి. గ్రూపునకు రు. 1—0—0 మనీయార్డరుద్వారాగాని, జిల్లా పరిషత్తు జనరల్ ఫండునకు చలానా విశాఖపట్నం జిల్లాలో గం సబ్ ట్రెజరీలోగాని, విశాఖపట్నం స్టేటు బ్యాంకులో కట్టిగాని పొందవచ్చును.

(సం.) బి. బాలకృష్ణమూర్తి, కార్యదర్శి.

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళ ద్వాదశి
1961 ఫిబ్రవరి 12, ఆదివారం
ద్వాదశి రాత్రి 12—19 వరకు
పూ. షా. తి. 3—36 వరకు
వర్జ్యం ఏ. 2—48 నుండి 4—15 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 12, ఆదివారం

లుముంబా ఏమైనట్టు?

కాంగో మాజీప్రధాని లుముంబా ఏమైనట్టు? జీవించి ఉన్నట్టా, మరణించినట్టా? పెక్కు అనుమానాలకు తావిస్తున్నాయి, ఇతనిని గురించిన సమాచారాలు.

లుముంబా మరణించినట్టు చాలాకాలంక్రిందటే ఒక వార్త పొక్కింది. కాని, ఆ తర్వాత, కాటంగా రాష్ట్రంలో అతడు నిర్బంధితుడై ఉన్నట్టు ప్రకటించబడింది. ఈ రాష్ట్రాధినేత షోంబీ ఇతనికి ప్రబల విరోధి యన్నది లోకమెరిగినదే.

లుముంబాను చూడడానికి మిత్రరాజ్యసమితి సామరస్య సంఘసభ్యులకు సైతం అనుమతి లభించిందికాదు. ఈ పరిస్థితిలో భద్రతాసంఘంలో తిరిగి కాంగో సమస్య చర్చకు వచ్చింది. లుముంబా విడుదల కావలసిన అవసరాన్నిగురించి అచట తర్జనభర్జనలు చాలా జరుగుతున్నాయి.

లుముంబాను త్రోసిరాజా చేసి కాంగోసమస్యను పరిష్కరించడం దుస్సాధ్యమనిపిస్తూఉన్న సందర్భ మిది. ఈ సమయంలో లుముంబా కావలివాండ్రను నేల కూల్చి ఇద్దరు సహచరులతో నిర్బంధావాసంనుండి తప్పించుకొని పారిపోయాడని వార్త.

ఇదంతా వట్టి బూటకం; ఏనాడో చంపివేసిన లుముంబా దాపుకబురు చల్లగా మార్గాంతరంలో బయటపెట్టేనిమిత్తం ఈ నాటకం ఆడుతున్నారని గట్టిగా అనుమానించేవా రొకప్రక్క లేకపోలేదు. కాని, పెద్ద హడావుడిమాత్రం జరుగుతూఉన్నది కాటంగాలో — లుముంబాను గాలించి పట్టుకోడానికి.

లుముంబా తలతెచ్చినవారికి 3 లక్షల ఫ్రాంకులు బహుమానమిస్తామని కాటంగా ప్రభుత్వం ప్రకటించింది. లుముంబా ఎక్కి పారిపోయినకారు ఎక్కడో గోతిలో బోల్తాపడివున్న జాడ ఒక విమానం కనిపెట్టిందట. కాని, లుముంబాజాడమాత్రం తెలియరాలేదు.

ముందుముందింకా ఎట్టి విచిత్రవార్తలు వింటామో తెలియదు కాని, ఇప్పటికి వచ్చిన వార్తలనుబట్టి చూస్తే లుముంబా బ్రతికివున్నమాట అబద్ధమేనేమో ననే తోస్తున్నది. అతడు మరణించాడన్నదే నిజమైతే, కాంగోసమస్య మరింత చిక్కులో పడేమాట నిశ్చయం.

భద్రతాసంఘం తుదకు ఏమి చేసిపోతుందో నన్న భయం కొద్దీ ప్రెసిడెంట్ కసావుబూ కాంగోకు తాత్కాలికమంత్రివర్గ మొకటి క్రొత్తగా ఏర్పాటు చేశాడు. ఇన్నాళ్లూ మొబుటూ సేనాని అధ్వర్యాన కమిషనర్ల ఏలుబడి ఉంటూవచ్చింది. అది చాలా అప్రతిష్ఠపాలయింది. కనుక, తాత్కాలిక మంత్రివర్గ నిర్మాణం పేరుతో సమితిని సంతృప్తిపరచాలని అతని యెత్తు.

ఈ తాత్కాలిక మంత్రివర్గంలో లుముంబా పక్షంవారి నిద్దరిని చేర్చుకున్నాడు. కాంగోనుంచి విడివడ్డ కాటంగా, కసై రాష్ట్రాలింకా, క్రొత్తగా నిర్మాణమైన లులువాబారాష్ట్రానికీ తారీలు అప్పేపెట్టాము. కాటంగా అధినేత షోంబీకి కాంగో ఉపాధ్యక్ష పదవి ఆశపెట్టి ఎలాగైనా అతని నీకూటంలోకి లాక్కోవాలని చూస్తున్నాడు.

అయితే, పార్లమెంటు ఇప్పుడు సమావేశం కావడం మాత్రం అతని కిష్టంలేదు. అది యెప్పుడో సావకాశంగా సమావేశం కావాలని అతనివాదం. పార్లమెంటు సమావేశమైతే తనకు స్థానభ్రష్టత్వం కలగవచ్చునన్న భయం అతనికుంది. లుముంబా జోక్యం ఇందు అతనికి అసలే గిట్టదు.

అందుకనే, లుముంబా పార్టీనుంచి ఒక రిద్దరిని చీలదీసి, వారిద్వారా లుముంబాపార్టీని కూడదీసుకున్నట్టు లోకానికి కనిపింపజెయ్యాలని అతడు ఆలోచించాడు. అయితే, అతడు చీలదీయచూచినవారు అతనికి కలిసివస్తున్నట్టు లేదు.

లుముంబా పక్షపాతులు కాంగోలో ఇంకా చాలామంది ఉన్నారు. సేనలను సమకూర్చుకొని లుముంబాకోసమై పోరాడేందుకు వీరు సిద్ధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో, లుముంబా నిజంగానే మరణించివుంటే సమస్య క్లిష్టతరం కావడంలో ఆశ్చర్య మేమున్నది? మిత్రరాజ్య సమితి నూతన సన్నివేశాల నెదుర్కొంటూ, సమస్యాపరిష్కారానికి నూతనమార్గాలు అన్వేషించవలసి వచ్చే సందర్భ మిది.

అభిలషణీయం

భారత స్వాతంత్ర్యం సిద్ధించిన 13 సంవత్సరాల తరువాత, గాంధీజీ తనువుచాలించి పదేళ్లు పైబడిన పిమ్మట, ఎక్కడో అమెరికా ఖండంలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధికారులు గాంధీ మహాత్ముని సిద్ధాంతాల పట్ల అవిరళశ్రద్ధ కనబరచడం ఆశ్చర్యకరం.

మాతృదేశ విముక్తికై మహాత్ముడవలంబించిన సాత్విక నిరోధోద్యమతత్వాన్ని హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన మత విద్యాలయంలో బోధనాంశంగా ప్రవేశపెట్టినా రన్న శుభవార్త ఆశ్చర్యాన్నే కాదు, భారతప్రజలకు ఆనందాన్నికూడా కలిగించగలదు.

గాంధీ సందేశం ఒక కాలానికి, ఒకే దేశానికి పరిమితం కాజాలదనీ, అది సార్వజనీనమూ, సర్వకాలాబాధితమనీ గ్రహించిన వేత్తలు పాశ్చాత్యులలోనే పలువురు లేకపోలేదు.

రామెన్ రోలా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, సి. ఎఫ్. ఆండ్రూస్, సి. ఇ. ఎం. జోడ్, జార్జి లాన్స్‌బరీ, పెరల్ బక్, మిస్. ఎథెల్ మేనిన్, ఎడ్వర్డ్ థాంప్సన్, జాన్ హేనస్ హోమ్స్, జి. డి. హెచ్. కోల్, ఆల్డస్ హక్స్లీ, కింగ్స్లీ మార్టిన్, హొరేస్ అలెగ్జాండర్, జార్జి అరండేల్ మొదలైన పాశ్చాత్యపండితు లెందరో వ్యక్తిగతంగా మహాత్ముని ఔన్నత్యాన్ని గుర్తింపడమేగాక, ఆయన సిద్ధాంతాల ప్రభావాన్ని, వాని విశ్వజనీన స్వభావాన్ని—గాంధీజీ జీవించి వుండగానే—గమనించినవారు.

తాత్కాలిక రాజకీయోద్దేశాలకు, ప్రాక్పశ్చిమ జాతి విభేదాలకు వశులుకాకుండా విశాల దృష్టితో మహాత్ముని విజ్ఞతత్వాన్ని గ్రహించిన విజ్ఞులు అన్ని దేశాలలో, అక్కడక్కడా కొందరున్నమాట వాస్తవమే. 'గాంధీజం' ఆచరణసాధ్యంకాని జీవిత విధానంగా, గాంధీజీ పగటికలలు కనే ఆదర్శవాదిగా భావించిన బుద్ధిమంతులు సైతం భారత స్వాతంత్ర్య సముపార్జనానంతరం తమ అభిప్రాయాలను మార్చుకున్నమాటా యథార్థమే.

అయినప్పటికీ, ప్రపంచ ప్రజానీకంలో పెక్కుమందికి సత్యాగ్రహం, సాత్విక నిరోధం వంటి గాంధీసిద్ధాంతాలు దుర్గ్రాహ్యాలు కావడం అబ్బురంకాదు. అందుచేత, అశాంతికి ఆకరమై, అణ్వాయుధాలతో సర్వనాశనానికి అరులుజాచుతున్న ఆధునిక ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా గాంధీజీ బోధనలను విశ్వవిద్యాలయాలవారు తమ విద్యాసంస్థలలో పఠనీయాంశాలుగా చెయ్యడం అత్యంత సమంజసం.

విదేశాలలోని యూనివర్సిటీలే గాంధీసిద్ధాంతాలలో ఇట్టి శ్రద్ధాసక్తులను ప్రదర్శిస్తున్నప్పుడు, భారతీయ విశ్వవిద్యాలయాల కర్తవ్య మేమో మేము ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. గాంధీజీనాయకత్వంక్రింద స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న దేశనాయకులు, గాంధీజీసహచరులు అస్తమించిన తరువాత మన దేశంలో కూడా గాంధీసిద్ధాంతాలు ఉపనిషత్సూక్తుల వలె వల్లెవెయ్యడానికి మాత్రమే వినియోగపడుతూ గ్రంథస్థంగా మిగిలిపొయ్యే ప్రమాదంకలదని ఈ నాటి పరిస్థితులే సూచిస్తున్నాయి. బుద్ధభగవానుని బోధనలవలె, గాంధీజీ సిద్ధాంతాలు సయితం ఆయన జన్మభూమిలోనే అంతరించిపోకుండా భావితరాలవారి శ్రేయస్సు నిమిత్తమైనా భారతీయ విశ్వ విద్యాలయాలలో గాంధీ సిద్ధాంత చర్చను పఠనీయాంశంగా ప్రవేశపెట్టడం అభిలషణీయం.

జబ్బల్పూర్‌లో ప్రశాంతత

కర్ఫ్యూ కొన్ని గంటలు సడలింపు

జబల్‌పూర్, ఫిబ్రవరి 11:—

ఇరవైనాలుగు గంటల అనంతరం నేటి ఉదయం 6 గంటలతో రద్దు అయిన కర్ఫ్యూ నేటి సాయంకాలం 6 గంటలనుంచి రేపు ఉదయం ఆరుగంటలవరకు తిరిగి విధించబడింది.

నిన్నరాత్రి ప్రశాంతంగా గడచిపోయింది. సంఘటన ఏమీ జరుగలేదు. కర్ఫ్యూ సడలిన వెంటనే పురపాలక సిబ్బంది ఇన్నాళ్ళుగా వీధులలో ప్రోగుబడిన చెత్తను తీసివేసే పరిశుభ్రం చేయనారంభించారు.

నగరంలో బ్యాంకులు, పెక్కు ఆఫీసులు తెరిచారు. వీధులలో వాహనాలు తిరుగాడ మొదలిడినై. పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్, అసెంబ్లీ స్పీకరు, డి. ఐ. జి. ప్రభృతులు నగర కల్లోలిత ప్రాంతాలకు కాలినడకను వెళ్ళి చూచి వచ్చారు. నిన్న పోలీసులు కొందరి గృహాలను సోదాచేసి లాఠీలను, కత్తులను, మందుగుండు సామానును స్వాధీనం చేసుకొన్నారు.

జబ్బల్పూరులో ఇంతవరకు 827 మంది అరెస్టయారని, 18 గురు చనిపోయారని, 40 మంది గాయపడ్డారని శ్రీ దీక్షిత్ ప్రకటించారు. 54 గృహాలు, దుకాణాలు అగ్నికి ఆహుతియయాయి.

అన్ని నగరాలలోను ప్రశాంతత

జబ్బల్పూరులో జరిగిన సంఘటనను పురస్కరించుకొని సంఘర్షణలు రేగిన నగరాలన్నింటిలోను, ఇప్పుడు పరిస్థితి శాంతియుతంగా వున్నదని, అధికార ప్రకటన వెలువడింది. నిన్న రాత్రి ఈనగరాలలో ఎలాంటి సంఘటన జరగలేదు.

నిన్న సాగర్‌లో ఇద్దరు చనిపోయారు. కర్ఫ్యూ పగటిపూట సడలింపబడింది. నగరాలలో పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.

సురేష్‌చంద్రభత్రీ అరెస్టు

ఎలెన్‌రాయ్ హత్యకేసు సందర్భంలో

ఖాట్మండూ, ఫిబ్రవరి—11

ఎలెన్‌రాయ్ హత్యకేసు సందర్భంలో పోలీసులు వెతుకుతున్న సురేష్‌చంద్రభత్రే, ఖాట్మండులో నిన్నఉదయం పోలీసులకు దొరికిపోయాడు.

భారత రాయబార కార్యాలయ కోరికపై, నేపాల్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. భత్రే, భారతీయుడు, అతని తల్లి దండ్రులు నేపాలీయులు, అతడు డెహ్రాడూన్‌లో స్థిరపడ్డాడు.

ఎలెన్‌రాయ్ హత్యకేసు సందర్భంలో ఇంతకు ముందే కొన్నిరోజులక్రితమే డెహ్రాడూన్‌లో బసంత్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు మా పాఠకులకు విదితమే.

హాల్దియా రేవు అభివృద్ధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:—

హాల్దియా రేవును అభివృద్ధి చేయడానికై ప్రపంచ బ్యాంక్ విదేశ మారక ద్రవ్యాన్ని యివ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తున్నది. రేవు కమిషనర్లు తమ నివేదికను పూర్తి చేశారు. దానిని ప్రపంచ బ్యాంక్ పరిశీలిస్తుంది.



హైదరాబాద్ లేఖ

ప్రధానిరాకకు నగరం ఊపు ★★★ 'తుని తగవు'గా గ్రూప్ రాజకీయాల పరిష్కారం ★★★ భారత సైన్యశాఖలలో ఆంధ్రుల స్థానం ★★★ ఆంధ్ర పుత్రుడు కర్నల్ ఎస్.ఎన్. డొక్కా ★★★ అందరి అభిమానాన్ని చూరగొన్న శ్రీ ఆళ్వారు స్వామి ★★★ ఎవ్వరూ పట్టించుకోని ఆస్పత్రుల నిత్యవ్యవహారాలు ★★★ 'స్మరించ వలసిన లెనిన్ ఉవాచ'

వంతెనమీదకు రైలుబండి ప్రవేశించేసరికి వంతెన అంతటా ప్రకంపనాలు జనిస్తాయి అని సాంకేతికులైన ఇంజనీర్లు అంటారు. దగ్గర నుంచుని చూస్తున్న ప్రేక్షకుడికికూడా ఒకటి అవగాహన అవుతుంది: వంతెన ఆంతర్లీనంగా ఒక వూపు వూగిందని. ఒక మహానగరానికి ఒక మహానాయకుడు విచ్చేస్తే, నగర జీవితంకూడా అలాగే ఒక్కవూపు వూగిపోతుంది. ఆనాయకుడు నెహ్రూ అయితే యిక చెప్పనక్కరలేదు.

క్రిందటివారం పండిత నెహ్రూరాక నగరానికి అటువంటిఅనుభవాన్నే కలిగించింది. ఇంతా చేసి ఆయన నగరంలో ఉన్నది పట్టుమని యిరవై గంటలు. కాని ఆయన రాకకోసం వారంరోజుల ముందునుంచి ఏర్పాట్లు జరిగాయి. నగరంలో ఏయే రహదారులగుండా ఆయన మోటారుకారు వెళుతుందో ఆ రహదారుల చౌరస్తాల ట్రాఫిక్ వలయాలవద్ద పూలకుండీలు, త్రివర్ణపతాకాల అలంకరణమునుండి గవర్నరుగారిచ్చే టీపార్టీ ఏర్పాట్ల వరకూ బొటిడంత కృషి, ప్రత్యేకంగా ఆర్చీల నిర్మాణం, పోలీసుశాఖవారికి ప్రత్యేకమైన డ్యూటీలు—యివన్నీ అటుంచి, అటు శ్రీకాకుళం నుండి యిటు చిత్తూరుజిల్లా వరకూ ఆంధ్రప్రదేశ్ నలుమూలలనుండి ఎం.ఎల్.ఏ. లూ ఇతర కాంగ్రెస్‌కార్యకర్తలూ వచ్చారు. నగరాని చేరువపరిసరాలనుండి వేలాది సామాన్యజనులు వచ్చారు—కేవలం నెహ్రూను ఒక్కసారి చూడడం కోసం. ఆయన డకోటావిమానం ఎక్కి వెళ్లిపోయిన నాటి సాయంత్రం నాంపల్లి, కాచిగూడా, సికిందరాబాద్ రైల్వేస్టేషన్ల వద్ద తిరుగు ప్రయాణంకోసం గుమిగూడిన ప్రయాణికుల రద్దీ రైల్వేసిబ్బంది ఓర్పుని పరీక్షించింది. "ఇదే నండి నెహ్రూ క్రౌడ్ అంటే. ప్రతిసారీ మాకు అలవాటే" అన్నాడొక రైల్వే అధికారి.

నగరంచేరిననాటిసాయంత్రమే నెహ్రూ ఒక బహిరంగసభలో ప్రసంగించారు. షుమారు పాతికేళ్లనుండీ అనూచానంగా మనకు అనుభవం వున్న 'నెహ్రూ క్రౌడ్' అతో పోలిస్తే ఆనాడు బహిరంగసభకు హాజరైన ప్రేక్షకులసంఖ్య తక్కువే అని చెప్పాలి. డెబ్భై ఐదు వేలకి, లక్షకి పోవు ఉంటుంది. ఇంచుమించు గంటసేపు ఆయన హిందూస్థానీలో మాటాడారు. తరువాత గవర్నరుగారికోరికపై అరగంటసేపు ఇంగ్లీషులో మాటాడారు. ఒకవంతుజనం చివరిదాకా కూర్చుని వినేఅభిలాష లేక కాస్సేపు ప్రసంగం విని వెళ్లిపోయారు. స్త్రీలకోసం కేటాయించిన ప్రత్యేకస్థలం దాదాపు ఖాళీగా ఉండడం ఆనాటి సభలో ఒక విశేషం.

యథాప్రకారం పండిత నెహ్రూ చురుకుగానే వున్నారు. చరచరా వేదిక ఎక్కారు. చేతి కందిన పూలగుత్తి పక్కనే ఉన్న అంగరక్షకుడికి అందివ్వడానికి గాలిలోకి ఏగురవేశారు. ఆ చమత్కారానికి సభలో హర్షధ్వానాలు చెలరేగలేదు. ఆనాటి సభ ఎందువల్లనో చాలా నిశ్శబ్దంగా జరిగిపోయింది. మధ్యలో ఎక్కడా చప్పట్లు లేవు, హర్షధ్వానాలు లేవు. మనలో క్రమశిక్షణ పెరుగుతున్నదా? లేక రాజకీయాలపట్ల ఒకానొక విర్లిప్తత పెరుగుతున్నదా? నాటి నెహ్రూ ప్రసంగంలో కొత్తదనం ఏదీ లేదు. మామూలు హితబోధలే తన సహజధోరణిలో చేశారు.

• • •

అంతవరకూ అది ప్రజానీకానికి సంబంధించినది. ఇక కాంగ్రెస్‌పార్టీ ముఠా తగాయిదాలకు సంబంధించినంతవరకూ చూస్తే అదొక ఆశ్చర్యార్థకం. "తుని తగువు" అనే సామెతప్రకారం నెహ్రూగారు సమస్యను పరిష్కరించి చక్కాపోయారు. ఫలితం ఏమిటంటే, ఉభయవర్గాలవారూ విస్మితులోయి ప్రస్తుతానికి నిశ్శబ్దులయిపోయారు. నెహ్రూగారు ఎవరిని సమర్థించినట్లు? కొంతలోకొంత ఉభయులనూ సమర్థించారు. ఎవరిని మందలించినట్టు? కొంతలో కొంత ఉభయులనూ మందలించారు. ఉభయులు సంతృప్తిచెందడానికి కొన్ని అంశాలున్నాయి. అలాగే ఉభయులూ అసంతృప్తి చెందడానికీ ఉన్నాయి. ఈపద్ధతినే అచ్చమైన తెలుగు నుడికారంలో 'తుని తగువు' అంటారు. పరిష్కారం రెండడుగులు ముందుకువేసి అడుగుద్వయం వెనక్కి వేసింది. అందులో ఉన్న నిగూఢమైన రాజనీతిజ్ఞత సామాన్యుడికి అంతుచిక్కదుగాని, ఏదో ఉండేఉండాలి. లేకపోతే నెహ్రూఅంతటివారు అలా ఎందుకు చేస్తారు?

ప్రాంతువారి సంతకాలకార్యక్రమాన్ని శ్రీ నెహ్రూ అభిశంసించారు. అలాగే కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ తరుచు సమావేశం కాకపోవడం విచారకర మన్నారు. కార్యవర్గం ఎన్నిక కావాలన్నారు. శ్రీయుతులు అల్లూరి, ముఖ్యమంత్రి, బ్రహ్మానందరెడ్డి కలిసి కూర్చుని తమతమ విభేదాలను పరిష్కరించుకోవా లన్నారు. అది సాధ్యం కాకనేకదా ఫిర్యాదు అధిష్ఠానవర్గంవరకూవెళ్లింది? ఆదే సాధ్యమయిననాడు సమస్య ఏముంది?

ఇంతకూ — ఎవరూ పైకి చెప్పకపోయినా, అందరూ లోపల తహతహలాడుతున్న సమస్య— అత్యంత ప్రముఖమైనది — యింకొకటున్నది గదా! అదే మంత్రివర్గవిస్తరణ సమస్య. దాని ప్రసక్తి ప్రస్తుతానికి వాయిదా పడింది. అలాంటి వాయిదాలవల్ల లోలోపల అసంతృప్తులు పెరుగుతాయిగాని చల్లారవు.

అనగా — తల్లి కన్యాశుల్కంలో గిరీశం చెప్పినట్లు కథ అడ్డం తిరిగింది. అనంతరకర్తవ్యం ఏమిటో ఉభయవర్గాలవారికీ ప్రస్తుతానికి అవగాహన కాలేదు. ఆలోచించుకునేందుకు కొంత వ్యవధికావాలి. నెహ్రూ వెళ్లిపోయిననాటి మధ్యాహ్నమే ప్రాంతునాయకులూ, కార్యకర్తలూ సమావేశమై సమస్యను చర్చించుకున్నారు గాని, ఏటువంటి నిర్ణయానికీ రాలేదు. జిల్లాలలోకి వెళ్లి నిదానంగా అనుచరులతోనూ, కార్యకర్తలతోనూ పంచరించడానికి ప్రాంతునాయకులు నిశ్చయించుకున్నారు. రేపు 20వ తేదీనుండి శాసనసభ బడ్జెటుసమావేశం కానున్నది. అంతవరకూ రాజకీయరంగం రాజధానిలో చలనరహితంగానే ఉంటుంది. కాని ఏదో ఒకరకమైన రాజీ చేసుకుని, కొన్ని యిచ్చిపుచ్చుకోవడాలతో ఉభయవర్గాలూ తమతమ మెట్లు దిగి రావలసిన అవసరం ఏర్పడింది. మంత్రివర్గ విస్తరణసమస్య ప్రస్తుతానికి వాయిదాపడినా — అసలే ఉండదని అనడానికి ఆస్కారంలేదు. రేపు 20వ తారీఖున ఢిల్లీలో కేంద్రపార్లమెంటరీబోర్డు సమావేశం కానున్నది. అప్పుడు యీ సమస్య తిరిగి తలయెత్తవచ్చు. మంత్రివర్గవిస్తరణకు శ్రీ సంజీవరెడ్డిగారు సుముఖంగాలేరనే అపప్రథ ఒకటున్నది. కాని యిక్కడి సమస్యా పరిష్కారానికి అదొక ముఖ్యాంశం. శ్రీ సంజీవయ్యగారు కూడా అలాగేభావిస్తున్నారు. తద్దీత్యా—ఈ నెలాఖరు లోపున ఏదో ఒక తుదినిర్ణయానికి అధిష్ఠానవర్గం రావలసి ఉంటుంది.

• • •

నగరంలో రెండురోజులపాటు అఖిలభారత హరిజన, గిరిజన శాసనసభ్యుల మహాసభలు 'నిరాడంబరం'గా సాగిపోయాయనడం యుక్తం. ప్రజాదృష్టిని అవి అంతగా ఆకర్షించలేదు. సమావేశానికి ప్రారంభోత్సవం జరిపిన పండిత నెహ్రూ యిలాంటి వర్గీకృతసమావేశాలు సాధించే దంతగా ఏమీ ఉండ దన్నట్లుగా ప్రసంగించడంతో కొందరికి నిరుత్సాహం కలిగింది. 'బాబూ' జగ్‌జీవన్‌రామ్ సమావేశానికి వస్తున్నా రని బహుళంగా ప్రచారం జరిగినా, రెండవనాటి సమావేశానికి ప్రేక్షకులసంఖ్య పలచబడిపోయింది. తీర్మానాలూ ఉపన్యాసాలూ యీవరకే పత్రికాముఖంగా వెలువడ్డాయి.

• • •

అనాదినుండీ సికిందరాబాదు భారతసైన్యాల ముఖ్య కేంద్రాలలో ఒకటి. బొలారమ్, త్రిమల్గిరీ ప్రాంతాలలో మిలిటరీ ఆఫీసులూ నివాసగృహాలూ ఉన్నాయి. 1948లో పోలీసుచర్య జరిగినప్పుడుకూడా, సికిందరాబాదులో మిలిటరీ పటాలాలను ఉంచడానికి భారతప్రభుత్వానికి ఉండే హక్కును పురస్కరించుకుని భారతసైన్యాలు అప్పటి హైదరాబాదు సంస్థానంలోనికి ప్రవేశించాయి.

సికిందరాబాదులోని మిలిటరీస్కంధావారం సర్వదా కళకళలాడుతూ ఉంటుంది. వైమానిక దళం ట్రెయినింగు శాఖ కూడా యిక్కడ ఉన్నది. అందరూ కలిసి మొత్తం కొన్ని వందలమంది ఆఫీసర్లూ, వేలమంది యితర 'ర్యాంకు'ల వారూ ఉండడంవలన వారి కొక ప్రత్యేక 'పట్నంలో పట్నంగా' ఉంటుంది.

ఇక్కడి మిలిటరీస్థావరంలో ముఖ్యమైనది ఇ. ఎమ్. ఇ. సెంటరు. (అనగా మిలిటరీవారి ఎలెక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగు శాఖ). మొన్నటి ఒలింపిక్ క్రీడలో పాల్గొని 'స్ప్రింట్ రన్నర్'గా ఇండియాకు ఖ్యాతి తెచ్చిన మిల్కాసింగ్ యిక్కడే పనిచేస్తున్నాడు.

ఇక్కడి ఇ. ఎమ్. ఇ. సెంటరు వారు తరుచుగా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. ఆసెంటరుయొక్క కమాండెంట్ కర్నల్ ఎస్. ఎన్. డొక్కా. ఈయన అచ్చమైన ఆంధ్రపుత్రుడు. రెండుతరాలక్రితం—నిరతాన్నప్రదాతగా—అపరఅన్నపూర్ణగా ఆంధ్రదేశంఅంతటా ఖ్యాతివహించి అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంనుండికూడా సత్కారం పొందిన శ్రీమతి డొక్కా సీతమ్మగారి వంశీయుడు.

క్రిందటివారం కర్నల్ డొక్కా ఆధ్వర్యాన బొలారాంలోని యి. ఎమ్. యి. సెంటరులో మిలిటరీ కుటుంబాలవారి 'శిశుప్రదర్శనం' చాలా రమ్యంగా జరిగింది. ప్రదర్శనంలో ఎంపికచేసిన నెగ్గిన శిశువులకూ, వారి తల్లులకూ బహుమాన ప్రదానం కర్నల్ డొక్కాగారిసతీమణి చేశారు. ఆసమయంలోనే గృహపరిశుద్ధ్యానికిగూడా బహుమతులు పంచిపెట్టారు. మూడు నాలుగు జీపుకార్లను కలిపి ఒక 'పిల్లల రైలుబండి' ఏర్పాటుచేశారు. దానికి కర్నల్ పేరిట 'డొక్కాన్ క్వీన్' అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని పరికించినవారికి మిలిటరీశాఖలోని క్రమశిక్షణ, ఉత్సాహవంతమైన కృషి ఆశ్చర్యం కలిగిస్తాయి. అటువంటి క్రమశిక్షణా, కృషిశక్తీ మన సివిల్‌జీవితంలో, రాజకీయ జీవితంలో కూడా ఉంటే దేశం ఏదైనా సాధించగలదు అనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలను విరివిగా జరిపిస్తున్నందుకు ఎమ్.యి. కమాండెంట్ కర్నల్ డొక్కా ఆంధ్రపుత్రుడని సంతోషించడం సంకుచితత్వం కానేరదు. అలాగే ఆయన డొక్కా సీతమ్మగారి వంశీయుడని తెలియడం మరింతసంతోషకారణం. ఒకప్పుడు భారతసైన్యశాఖలలో ఆంధ్రుల ప్రాతినిధ్యం చాలా స్వల్పంగా ఉండేది. నేడు ఆ ప్రాతినిధ్యం పెరిగి ఆంధ్రులు ఉన్నతస్థానాలను ఆక్రమించడం నిజంగా సంతోషించదగిన అంశం. భారతనౌకాశాఖ అధిపతి ఎడ్మిరల్ కటారీ ఆంధ్రుడని, అలాగే డిఫెన్సు శాఖ సెక్రెటరీ శ్రీ ఓ. పుల్లారెడ్డి గారని, ఉపమంత్రి శ్రీ కొత్త రఘురామయ్య గారని జ్ఞాపకంవస్తే నేటి భారత దేశపు రక్షణబాధ్యతవహిస్తున్న ప్రముఖులలో అనేకులు ఆంధ్రులనేసరికి మనకు గర్వకారణం కాదా. మొన్నటి బహిరంగసభలో ఉపన్యసిస్తూ పండిత నెహ్రూకూడా, ఆంధ్రప్రదేశ్‌నుండి ఎందరో గవర్నర్లుగా నియమితులైనారని, శ్రీ సంజీవరెడ్డిగారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమనీ అన్నారు.

సికిందరాబాదు మిలిటరీ ఇ. ఎమ్. యి. సెంటరు చాలా రకాలుగా ఖ్యాతి వార్జించుకున్నది. ఆసెంటరులోని "జవాన్"ల 'రిక్రూట్' ల కోసం నడిపించే స్కూళ్లలో బోధనాపద్ధతులు క్రమశిక్షణనుండి సివిల్‌శాఖలవారు చూసి నేర్చుకోదగినవి చాలా ఉన్నాయి. సుమారు వందమంది టీచర్లు, సివిలియన్లు, మిలిటరీవారూ అక్కడ పనిచేస్తారు. ఆ సెంటరు ఎడ్యుకేషన్ ఆఫీసరు కెప్టెన్ జి. ఎన్. ఎస్. చారి తరతరాలుగా తెలుగు పండితులుగా ప్రసిద్ధికెక్కిన తమిళవంశీయుడు. వారి వంశీయులు తెలుగులో ఎన్నోకావ్యాలు వ్రాశారు. కృతులు రచించారు. ఆయన సోదరి శ్రీమతి సౌందరవల్లి తెలుగులో ఎన్నోకృతులు రచించి వాగ్గేయకారిణిగా ఖ్యాతిపొంది కంచికామకోటిపీఠ శంకరాచార్యులవారిచే బిరుదులు అందుకొన్న విదుషీమణి.

ఆర్మీ రైఫిల్ అసోసియేషన్ అఖిల భారత పోటీలో సికిందరాబాదు యి.ఎమ్.యి. సెంటరు కడచిన ఏనిమిదేళ్ళలో ఏడుసార్లు ప్రథమంగా వచ్చింది. ఇటీవల జరిగిన అఖిల భారత పోటీలో యిక్కడి మేజర్.సి.ఎస్.సీమూహావల్దార్ భషేన్‌సింగ్, ప్రథములుగా వచ్చి ప్రెసిడెంటు బంగారుపతకాలనూ ఛాంపియన్‌షిప్ పతకాలనూ అందుకున్నారు. అటువంటి విజయం సికిందరాబాద్ మిలిటరీస్థావరానికి కీర్తి తెచ్చేటటువంటిది. ఆస్థావరంలో ఎంతో నిర్మాణాత్మకమైన కృషి జరుగుతూంటుంది. ఎన్నో ఉత్సవాలూ కార్యక్రమాలూ జరుగుతాయి. కాని పక్కనున్న సివిల్ పౌరులకు కూడా అవి తెలియవు. ఆ తెలియక పోవడానికి ఒకముఖ్యకారణం మిలిటరీ శాఖవారికి ప్రచారయంత్రాంగం లేదు. పత్రికలవారికి కూడా దృష్టి ఆటుపోదు. ఆయోమయమైన నిరంతర రాజకీయసంరంభాలకంటే వార్తలు అనే సంప్రదాయం బలీయంగా పాతుకుపోవడంవల్ల, యితరకార్యక్రమాలేపత్రికలద్వారా లోకవువెలుగులోకి రావడం లేదు. ఇప్పట్లో చిరస్మరణీయమైన లెనిన్ ఉవాచ ఒకటి ఉటంకించడం అప్రస్తుతం కాదు. "ఇరవైమంది కమ్యూనిస్టు రాజకీయవాదులకంటే ఒక్క సాంకేతిక నిపుణుడు దేశానికి ఎక్కువ మేలు చేస్తాడు". అన్నాడాయన. ఆ వాక్యానికి ప్రమాణం కావలసినవారు ఎమిల్ లడ్విగ్ వ్రాసిన 'లెనిన్ జీవిత చరిత్ర' తిరగవేయవచ్చును.

• • •

ఈవారం రాజధాని నగరంలోని రాజకీయ, సాహిత్య సాంస్కృతిక రంగాలలో వారందరికీ అత్యంతవిషాదం కలుగజేసినది, శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామిగారి నిర్యాణవార్త. అది గుండెపోటువల్ల ఆయన హఠాన్మరణం పొందారన్నది. ఆ విషాదాన్ని ఆమ్రేడితం చేసింది. నలభైయేడు సంవత్సరాల నడిమి వయస్కుడైన శ్రీ ఆళ్వారుస్వామి అత్యంత దృఢగాత్రుడు. గంభీరమైన భారీ విగ్రహం. మరణించిననాటి రాత్రి పది గంటలవరకూ ఆయన ఏగ్జిబిషన్ ఆవరణలో తిరుగాడుతూ మిత్రులను చిరునవ్వుతో పలకరించి, ఆ రాత్రే ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారంటే విధివైపరీత్యాన్ని ఏమనడం? నియమబద్ధమైన జీవితం ఆయనది. సిగరెట్టువంటి అలవాటు కూడా ఆయన దరి చేరలేదు. అటువంటి నియమశీలికి, దృఢగాత్రుడికి గుండెపోటు ఏమిటి?

శ్రీ ఆళ్వారుస్వామిగారు ఒకవ్యక్తికాక ఒక సంస్థ అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఆయన తెలంగాణా ప్రముఖ కమ్యూనిస్టు నాయకులలో ఒకరుగా చిత్రించబడినవ్వు. ఆయన కున్న రాజకీయాభిప్రాయాలు ఆయనకుండేవి. కాని ఆయన వ్యక్తిత్వం ఏదో ఒక మూసలో యిమిడి ఉన్నట్టిది కాదు. సర్వతోముఖంగా వికసించి ఎన్నెన్నో శాఖలను అందుకున్న వ్యక్తిత్వం ఆయనది. నగర రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో అంత "అయ్యాని మనిషి"ని మళ్లీ యిప్పట్లో చూడగల్గడం అసాధ్యమేమో. యువకులలో యువకుడుగా, పెద్దలలో పెద్దగా, సహజసిద్ధమైన వినమ్రతతో పలకరించిన ప్రతివారి అభిమానాన్ని చూరగొన్న మానవతావాది ఆయన. తన పరిధి లోకి వచ్చిన ప్రతివ్యక్తినీ ప్రేమించి అభిమానించడమే ఆయనకు తెలిసింది కాని, ద్వేషించడం ఆయనకు చేతనయేది కాదు. అందరికీ తలలో నాలుకగా ఉండి, ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పరుస్తూ, యువరచయితలకూ సాహితీపరులకూ చేదోడు వాదోడుగా ఏదోఒక సహాయం చేస్తూ, అందరికీ బంధువుగా నిరంతరం కృషి చేసిన శ్రీ ఆళ్వారుస్వామిగారు మరి లేరంటే రాజధానినగరానికి నిజంగా అది తీరని లోటు.

సర్వతోముఖమైన ఆయనప్రజాసేవ సర్వులకు వారికి అంతగా తెలియక పోవచ్చు. కాని తెలంగాణా పోరాటంలో సాహిత్య సేవలో ఆయన చాలా ప్రముఖపాత్ర వహించారు. రజాకార్ల స్వైరవిహారపు చీకటి దినాల్లో వాళ్ళ చిత్రహింసకు లోనైనారు. జైలులో మగ్గారు. బహుళమైన త్యాగంచేశారు. దశాబ్దంవరకు పూర్వమే 'దేశోద్ధారక గ్రంథమాల' అనే ప్రచురణ సంస్థ స్థాపించి, అనేక కష్టనష్టాలకు ఓర్చి వందకు పైగా గ్రంథాలు వెలువరించారు. స్వయంగా ఎన్నో కథలూ, నవలలూ వ్రాశారు. ఆయన వ్రాసిన "ప్రజలమనిషి" బహుళ ప్రశంసల నందుకున్న నవల. అందులో తెలంగాణా స్వాతంత్ర్యపోరాటాన్ని చాలా హృదయంగమంగా వాస్తవికంగా చిత్రించా రాయన. పాతికేళ్ళపాటు జీవితాన్ని ప్రజా సేవకే ఏదో రకంగా అంకితం చేసిన ధన్యజీవి ఆయన.

ఈవారం నగరంలోని ప్రముఖులు సమావేశమై, శ్రీ ఆళ్వారుస్వామిగారి స్మృతిచిహ్నంగా ఏదో ఒకటి నెలకొల్పడానికి కమిటీని ఏర్పర్చారు. ఆ కమిటీ అధ్యక్షుడు మేయర్ శ్రీ మేల్వినకాష్ దుసాన్. పాతికేళ్ళపాటు [illegible] శ్రమించి పాత పత్రికల సంపుటాలనూ, గ్రంథాలనూ సేకరించి ఒక్కచేతిమీదుగా శ్రీ ఆళ్వారు స్వామిగారు ఒక లైబ్రరీని, రీడింగు రూమునూ నిర్వహించారు. దానినే విస్తృత పరచి, ఆయన పేరిట స్మారక గ్రంథాలయంగా ఏర్పరిస్తే బాగుంటుం దేమో.

• • •

అఖిల భారత నేత్ర వైద్యుల యిరవై రెండవ మహాసభలు యీవారం నగరంలో మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. ఇతర రాష్ట్రాలనుండి [illegible] కంటి డాక్టర్లు వచ్చి సమావేశంలో పాల్గొని చికిత్సా విధానాలు చర్చించుకున్నారు; 'పేపర్లు' చదివినారు.

కడచిన ఏడాదిలో ఆరోగ్య, వైద్యాలకు సంబంధించి హైదరాబాదులో జరిగిన అఖిల భారత సమావేశాలలో యిది ఏడవది. ఒక్క ఏడాదిలో నగరానికి యింత ప్రాముఖ్యం వచ్చిం దంటే సంభ్రమమూ, ఆశ్చర్యమూ రెండూ కలుగుతాయి. బహుశా సాంకేతిక, వృత్తి అవసరాల రీత్యా యీసమావేశాలు అత్యవసరమే అయి ఉండాలి. వాటివల్ల సత్ఫలితాలు సహజంగా ఉండనే ఉండాలి.

కాని ఆ సత్ఫలితా లనేవి సామాన్యుడికి యింకా అందుబాటులోకి రావడంలేదు. మన ఆరోగ్యమంత్రిగారు సంస్కరణలకోసం, అభివృద్ధికోసం కృషిచేస్తున్నా రనేది నిర్వివాదాంశం. కాని ఆదేదృష్టితో నిర్విశేషంగా ఉండడంవల్ల కాబోలు, ఆసుపత్రులలోని నిత్య వ్యవహారాలగురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నగరంలోని ఆసుపత్రులమీద ఫిర్యాదులు అలాగే ఉన్నాయి. సామాన్యులను పలకరించే అలవాటు అక్కడింకా ఎంత ప్రయత్నించినా రావడం లేదు. పెద్దఆపరేషన్లకు అయిదు వందలవరకూ ముడుపు చెల్లించుకో వలసిన దుర్గతికూడా తప్పడంలేదు. అంతటి దృష్టి [illegible] మీదనే ఉండడంవల్ల [illegible] మెట్టుల్లోని నిర్లక్ష్యం, నిర్లక్ష్యం అలాగే స్వైరవిహారంచేస్తున్నాయి. జిల్లాలలోని అనేక సర్కారుఆసుపత్రులకు మాసాలతరబడి కొన్ని పోస్టులు ఖాళీగా [illegible] ఉండను. ప్రజలు [illegible], స్థానిక ఎం. ఎల్.ఏ.లు [illegible] యిచ్చినా, ఆలోచించే నాథులు లేరు. రాజధానినగరంలోని ఆసుపత్రులనిండా పుష్కలంగా డాక్టర్లు ఉంటారు. అక్కడ [illegible] ఆధునిక నేత్రవైద్య పద్ధతులు ఎలా గున్నాయో అని ఆశ్చర్య పడడం—అనవసరమే అయినా కొంతవరకూ [illegible] సామే అవుతుంది.

---

12 వేల అడుగుల ఎత్తున వ్యవసాయక్షేత్రం

శ్రీనగర్, ఫిబ్రవరి 11:— లడఖ్‌జిల్లా నబురా లోయలో 12 వేల అడుగుల ఎత్తున 25 ఎకరాల విస్తీర్ణంలో ఆహారధాన్యాల పుష్పజాతుల క్షేత్ర మొకటి ప్రారంభింపబడుతున్నది. ఇది ప్రభుత్వ యాజమాన్యాన ఏర్పడిన క్షేత్రం. దేశంలో అత్యంత ప్రధానమైన క్షేత్రాలలో ఇది ఒకటి.

విశాఖలో త్వరలో ఎరువుల ఫ్యాక్టరీ

మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వివరణ

శ్రీకాకుళం, ఫిబ్రవరి 10:—

విశాఖపట్టణంలో ఎరువులఫ్యాక్టరీ అతి త్వరలో స్థాపించడం ఖాయమేనని ఆర్థికశాఖా మంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి స్పష్టీకరించారు.

ఎస్. హెచ్. స్కూలు మైదానంలో నిన్న జరిగిన ఒక బహిరంగసభలో ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిమాట్లాడుతూ మన రాష్ట్రంలో సాంకేతిక సిబ్బంది అవసరం ఎంతైనా ఉన్నదనీ, అందుకుగాను ప్రభుత్వం యువకులకు శిక్షణ ఇస్తున్నదనీ వివరించారు. మనరాష్ట్రం స్వతసిద్ధంగా వ్యవసాయకరాష్ట్రం అయినప్పటికీ, పెద్ద, చిన్న పరిశ్రమల స్థాపనకుకూడా ప్రజలు సంసిద్ధం కావాలన్నారు. అప్పుడే జీవనప్రమాణాలను పెంచుకో వీలవుతుందన్నారు.

జిల్లాకాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎల్. ఎల్. దాసు అధ్యక్షత వహించారు. మునిసిపల్ చైర్మన్ శ్రీ నారాయణ పౌరసన్మానపత్రాన్నిసమర్పించారు. హరిజనులకూ, తక్కువ ఆదాయాలుగల మునిసిపల్ సిబ్బందికే గృహవసతుల ఏర్పాటుకు సహాయపడాలనీ, మురుగుకాలువ పథకానికి అప్పుగా గ్రాంటుగా మూడులక్షల రూపాయలు మంజూరు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు.

శ్రీ గణపతిరావు వందన సమర్పణ చేశారు. మునిసిపల్ విశ్రాంతి భవనంవద్ద మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డికి కమీషనర్ శ్రీ బి. వి. నాయుడు, చైర్మన్, ఇతర కౌన్సిలర్లు స్వాగతం చెప్పారు.

పరిశ్రమలకు ప్రభుత్వంఇచ్చే అప్పు

దుర్వినియోగంచేస్తున్నారని శ్రీ కొండాలక్ష్మణ్ ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయంగా ఇచ్చే అప్పులు చాలావరకు దుర్వినియోగంచేయబడుతున్నాయని లఘుపరిశ్రమలమంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ నిన్నరాత్రి ఇక్కడ తెలియజేశారు.

పరిశ్రమదార్లకు ఇచ్చిన అప్పులను ఇకముందు ప్రభుత్వం గట్టిగా వసూలుచేస్తుందనీ, నిధులను దుర్వినియోగం చేయకుండా తనిఖీ చేసేందుకు వీలుగా, పరిశ్రమలకు ప్రభుత్వ సహాయంకోసం ఉద్దేశించిన చట్టాన్ని సవరిస్తారనీ శ్రీ లక్ష్మణ్ చెప్పారు.

"రిట్జ్" హోటలులో మంత్రికి సన్మానసభ ఏర్పాటు చేశారు. ఆసభలో శ్రీ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకునే చర్యలు నిజమైన పరిశ్రమదార్లకు సహాయకారిగా ఉండగలవన్నారు.

లావోస్ సమస్యపై బ్రిటన్ అమెరికాల విభేదాలు

: x :

సావన్నఫూమా వియంటియేన్‌కు తిరిగిరావడం యిప్పుడు రూఢి అయినట్లేనట

లండన్, ఫిబ్రవరి 10:—

లావోస్ విషయంలో బ్రిటన్, అమెరికాల విధానాల మధ్య ఏకాభిప్రాయం కుదరక విభేదాలు హెచ్చుతున్నవనే అభిప్రాయం యిక్కడి రాజకీయవర్గాలవారికి కలుగుతున్నది.

ఇదేసమయంలో అక్కడ మిశ్రమ ప్రభుత్వస్థాపనావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవని 'ఆంధ్రప్రభ' ప్రత్యేకవిలేఖరి వ్రాస్తున్నారు.

లావోస్ పరిస్థితిని వ్యయంగా పరిశీలించడం కోసం తటస్థ రాజ్యాల పరిశీలకులను పంపాలన్న అమెరికా సూచనపై వ్యాఖ్యానించడానికి బ్రిటన్ సుముఖంగా లేదు. ఉత్సాహం కూడా చూపలేదు.

లావోస్‌లో అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం పునరుద్ధరణకు ఇండియా, బ్రిటన్, అమెరికాలు అంగీకరిస్తూ చేసిన ప్రతిపాదనను సోవియట్ యూనియన్ ఆమోదించక పోవడంవల్ల అభిప్రాయంతోనే అమెరికా ఈ సూచన చేసినట్లు వ్యక్తమవుతున్నది.

పర్యవేక్షకసంఘం పునరుద్ధరణ ప్రతిపాదన బ్రిటను మూడువారాల క్రితమే రష్యాకు అందజేసింది. అయితే యింతవరకు సోవియట్ యూనియన్ జవాబివ్వలేదు, అయితే తన ఆమోదాన్ని రష్యావ్యక్తంచేయలేదని లోపలలోపల తెలియ జేయడంకనే యిక్కడి బ్రిటిష్ ఉద్యోగులు యిప్పటికీ అభిప్రాయపడుతున్నారు.

మిశ్రమ ప్రభుత్వ స్థాపనావకాశాలు

లావోస్‌కు సౌవన్నఫూమా పునరాగమనం తథ్యమట

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి)

వియంటియేన్, ఫిబ్రవరి 10:—

లావోస్ ప్రభుత్వంలో యితర రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం యివ్వడం ద్వారా పునర్నిర్మాణం చేస్తూ పాతెట్‌లావోస్‌తో మిశ్రమమంత్రివర్గం ఏర్పాటు జరుగ గలదని యిక్కడ నేడు జోస్యం చెప్పబడుతూ వుంది.

కంబోడియానుంచి మాజీ ప్రధాని (ప్రిన్స్) సౌవన్న ఫూమా తిరిగి రావడం తథ్యమని యిక్కడి అధికారవర్గాలవారు అన్నారు.

ప్రస్తుతపు వియంటియేన్ ప్రభుత్వం, దాని అభిమానులు కూడా (ప్రిన్స్) సౌవన్న ఫూమా లావోస్‌లో రాజకీయ నాయకత్వం వహించడం వల్లనే దేశంలో శాంతి నెలకొనడానికి, లావోస్ విషమ పరిస్థితి తొలగించడానికి కృషిచేస్తున్న అగ్రరాజ్యాల మధ్య ఒడంబడిక కుదరడానికికూడా వీలకలుగునని గ్రహించారు.

జార్స్ మైదానంలో పోరాటం సలిపే మాజీ ప్రధానిని తిరిగి పిలిపించి మంత్రివర్గాన్ని పునర్నిర్మాణం చెయ్యాలనే అభిప్రాయానికి కారణమైనట్లు తోస్తున్నది.

కమ్యూనిస్టు కాంగ్లే బలాలు జార్స్ మైదాన పరిసరాలలోని మిట్టలనుంచి జనరల్ ఫుమీ నాయకత్వంలోని ప్రభుత్వ బలాలపై తీవ్రమైన కాల్పులు జరిపినవని యుద్ధరంగంనుంచి వచ్చిన వార్తలు తెలుపుతున్నాయి.

పాతెట్‌లావో గెరిల్లాలు జార్స్ మైదానానికి దక్షిణంగా ప్రభుత్వపుమిలిటరీ కాన్వాయిలపైన దాడులను తీవ్రం చేశారు.

యుద్ధ పరిశీలకు, రాజకీయ పరిష్కార కృషికి సన్నిహిత సంబంధం కలదనీ, మాజీ ప్రధాని సౌవన్న ఫూమాను ఆహ్వానించడం విషయమై తుదినిర్ణయాలుచేసేముందు బౌనోమ్ ప్రభుత్వం జార్స్ మైదానంలోని యుద్ధ ఫలితానికి నిరీక్షించవచ్చుననీ అభిజ్ఞులైన పరిశీలకులు తలపోస్తున్నారు.

లావోస్ రాజు సవంగు వర్ధన నేడు వియంటియేన్‌కు వస్తున్నారు. లావోస్‌లోని అమెరికన్ రాయబారి శ్రీ విం. బ్రౌన్ కూడా త్వరలో వాషింగ్టన్‌నుంచి తిరిగి వస్తున్నారు. దీనినిబట్టి పరిస్థితి త్వరితంగా దిగజారిపోతున్న లావోస్‌లో ప్రభుత్వ పునర్నిర్మాణావకాశాలపై వూహాగానం ఎక్కువగా జరుగుతూ వుంది.

ప్రస్తుత యుద్ధంలో పాల్గొంటున్న రాజ్యాలకు సమ్మతంకాగల పరిష్కార మార్గాన్ని గురించి జనరల్ ఫుమీ నొసవన్, ప్రభుత్వంలోని ఆయన సహచరులు యోచిస్తున్నారని, ఈ మార్గం యుద్ధ విరమణకు అంతర్జాతీయ ఆజమాయిషీలో రాజకీయ పరిష్కారానికి దారి తీయవచ్చు.

మంత్రివర్గ పునర్నిర్మాణానికి ప్రధాని తాగ్రణుకుంటున్న ఫుమీ నొసవన్ లావోస్‌తో యుద్ధ విరమణే తక్షణకర్తవ్యమని నేడు అన్నారు.

సెక్రటేరియట్ భవన నిర్మాణం

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

రాష్ట్రప్రభుత్వం బేగంపేట రైల్వేస్టేషను వద్ద నిర్మించడానికి తలపెట్టిన రాష్ట్ర సెక్రటేరియట్ భవనానికి లోగడ తయారుచేసిన పథకానికి మంత్రివర్గం సుముఖంగా లేనందున, ఈసారి క్రొత్త పథకాన్ని తయారుచేయవలసిందిగా ప్రభుత్వ ప్రధాన వాస్తుశిల్పిని ఆదేశించడం జరిగింది.

క్రొత్త పథకాన్ని అనుసరించి సెక్రటేరియట్ భవనానికి 4 అంతస్తులు మాత్రమే ఉండాలి.

వేములవాడలో శివరాత్రి ఉత్సవం

ప్రత్యేక బస్సుల ఏర్పాటు

హైదరాబాదు, ఫిబ్రవరి 11:—

మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా వేములవాడకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రోడ్డురవాణా కార్పొరేషన్ కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్లల నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడపడానికి నిశ్చయించింది.

లుముంబా ఏమైనట్టు?

(1 వ పేజీ తరువాయి)

లుముంబా గురించి వెంటనే సమాచారాన్ని తెలుసుకోవలసిందని భద్రతాసంఘాన్ని ఆసియా ఆఫ్రికా రాజ్యాలు కోరగలవని తెలుస్తున్నది. భారతప్రతినిధి నాయకత్వాన హామర్‌షెల్డ్‌ను కలుసుకొన్నవారిలో ఘనా, గినియా, యుగోస్లేవియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు.

కాంగోలోనిలియోపోల్డ్‌విల్లీ రాష్ట్ర గవర్నర్ క్లియోఫస్ కమిటాటూ నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాట్రిస్ లుముంబాను చంపివేసే ఉండవచ్చుని తాను విశ్వసిస్తున్నానని ప్రకటించారు.

"లుముంబా చనిపోయినట్లు ఋజువుచేయడానికి నాదగ్గర ఆధారాలు ఏమీ లేవు. కాని నేను అనుకున్నదే నిజమైతే, మేమంతా అంతర్యుద్ధానికి సిద్ధపడవలసిందే" అని క్లియోఫస్ కమిటాటూ స్పష్టం చేశారు.

కాటంగా ప్రాంతం పరిసరాలు లుముంబాకు తెలియదని, అక్కడ నిర్బంధంనుండి పరారీ కావడానికి ప్రయత్నించ డనికమిటాటూఅన్నారు.

లుముంబా పలాయనం వార్త సోంబీ సోమ్ను కల్పించినదేనని, బహుశా ఆయనను హత్యచేసిఉంటారని జెక్‌స్లోవేకియా రేడియో వ్యాఖ్యాత ప్రకటించారు.

నిర్బంధంనుండి పరారీ అవుతున్నవారిని చంపివేశామని చెప్పడం ఫాసిస్టులు అనుసరించే పద్ధతి అని అందరికీ తెలిసినదేనని ఆయన అన్నారు. బహుశా పాట్రిస్ లుముంబామరణ వార్త నిజంకాదని ఆశిస్తూనే ఉన్నానని జెక్ రేడియో వ్యాఖ్యాత పేర్కొన్నారు.

కాటంగాలో పెద్దఎత్తున గాలింపు

లుముంబా, ఆయన అనుచరులకోసం కాటంగా అంతటా సైనికులు, పోలీసులు, విమానాలు పెద్దఎత్తున గాలిస్తూనే ఉన్నాయి.

లుముంబా తన అనుచరులతో సహా కివూ రాష్ట్రాన్ని శనివారంనాడే చేరుకొన్నాడని యుగోస్లేవియా పత్రికా విలేఖరి ఒకరు ప్రకటించాడు. కివూ రాష్ట్రం లుముంబా అనుచరుల ఆక్రమణ క్రింద ఉన్న విషయం తెలిసినదే.

నిర్బంధంనుండి లుముంబా పరారీ అయినట్లు కాటంగా అధికారులు చేసిన ప్రకటన నిజంకాదని, బహుశా లుముంబామరణవార్తను ప్రకటించడానికి ముందుగా ఈ పన్నాగం పన్ని ఉండవచ్చని ఆఫ్రేషియన్ ప్రతినిధులు హామర్‌షెల్డ్‌కు సూచించారు.

లుముంబా, ఆయన అనుచరులు ప్రయాణం చేసిన కారు ఎలిజబెత్‌విల్లీకి వాయువ్య దిశన 450 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ప్రక్కన బురదగుంటలో తలక్రిందులుగా పడిఉండడం నిన్న కాటంగా పోలీసులు, సైనికులు కనుగొన్నారు. ఈ ప్రాంతానికి గతరాత్రి రెండు హెలికాప్టర్ విమానాలు తరలివెళ్లాయి. కాని బాగా చీకటిపడినందున, వాతావరణం బాగా లేనందున హెలికాప్టర్ విమానాలు కారు ఉన్న ప్రాంతంలో క్రిందకు దిగలేకపోయాయని కాటంగా దేశీయవ్యవహారాలశాఖ ప్రకటించింది.

తలక్రిందులయిన కారులో ఎవరూ లేరని పోలీసుల పరిశీలన వల్ల తేలింది. వెంటనే కారు కనిపించిన చుట్టుప్రక్కల ప్రాంతాలలో పెద్ద ఎత్తున అన్వేషణ సాగించారు. రాత్రికాగానే అన్వేషణ విరమించుకున్నారు.

పోలీసులు, సైనికులకు కనిపించిన కారు పాపలాదారుని కారుని పోలి ఉన్నదని కాటంగా అధికారులు ప్రకటించారు.

లుముంబా పలాయనం వార్త విన్న వెంటనే లియోపాల్డ్‌విల్లీ రాష్ట్ర అధ్యక్షుడు క్లియోఫస్ కమిటాటూ కొత్తప్రధాని జోసెఫ్ ఇలియోను కలుసుకొన్నాడు.

ప్రెసిడెంట్ కసావుబూ నిన్న నియమించిన కొత్త మంత్రివర్గంలో అప్పుడే విభేదాలు పొడసూపాయి. మంత్రివర్గంలో ఇద్దరు లుముంబాకు అనుకూలురు. వీరిద్దరు మంత్రివర్గంలో చేరడానికి నిరాకరించారు. వీరి ఇళ్ల దగ్గరకు పోయిన కాంగో సైనికులకు మంత్రులు యిద్దరూ కనిపించలేదట.

కాంగో ఉపాధ్యక్షపదవిని స్వీకరించవలసిందని కాటంగాఅధ్యక్షుడు మోయిస్ షోంబీని కోరుతూ ప్రధాని జోసెఫ్ ఇలియో ఒక ప్రతినిధివర్గాన్ని ఎలిజబెత్‌విల్లీ నగరానికి పంపాడు. ఉపాధ్యక్షపదవికి అంగీకరించేపక్షంలో ఎలిజబెత్‌విల్లీలో జరిగే రౌండ్‌టేబిల్ సమావేశానికి ప్రెసిడెంట్ కసావుబూ హాజరుకాగలరని జోసెఫ్ ఇలియో తన సందేశంలో తెలియజేశారని తెలుస్తున్నది. షోంబీ కాంగోజాతీయ పతాకాన్ని, దేశమంతటికీ ఒక కరెన్సీని గుర్తించాలని కూడా కోరాడట.

సమితి అధికారుల సందేహాలు

ఐ. రా. స. న్యూయార్కు, ఫిబ్రవరి 11:—

పాట్రిస్ లుముంబా నిర్బంధంనుండి తప్పించుకుని పరారయినట్లు కాటంగా ప్రభుత్వంచేసిన ప్రకటన ఆయన మరణవార్తను కప్పిపుచ్చడానికి చేసినదేనని సమితి అధికారులు భావిస్తున్నారు.

లుముంబా మరణవార్త నిజమేనని ధ్రువపడిన పక్షంలో, కాంగోలో తీవ్రపరిణామాలు ఏర్పడి, సమితిచర్యలకు తీవ్రప్రతిఘాతం కలుగగలదని సమితి కార్యదర్శి హామర్‌షెల్డ్‌కు కాంగో సామరస్య సాధక సంఘం సభ్యులు పంపిన విజ్ఞప్తిపత్రంలో స్పష్టంచేశారు.

ఈ పత్రంపై సింహళం, ఘనా, గినియా, ఇండియా, ఇండొనేసియా, లిబియా, మాలి, మొరాకో, అరబ్ రిపబ్లిక్, యుగోస్లేవియా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

భద్రతా సంఘం సభ్యులకు ఈ విజ్ఞప్తిపత్రం కాపీలను పంచిపెట్టారు. ఈ విజ్ఞప్తిపత్రం అందకముందే లుముంబాను ఏప్రాంతంలో నిర్బంధంలో ఉంచినదీ తెలియజేయవలసిందని శ్రీ రాజేశ్వరదయాళ్‌ను తాను కోరినట్లు హామర్‌షెల్డ్ భద్రతాసంఘానికి సమర్పించిన అధికారపత్రంలో పేర్కొన్నారు.

కివూకు లుముంబా చేరినాడా?

పాట్రిస్ లుముంబా తన అనుచరులతోసహా కివూ రాష్ట్ర రాజధాని బుకావూ నగరాన్ని చేరినట్లు యుగోస్లేవియా ప్రభుత్వ పత్రిక 'బోర్బా' నిన్న ప్రకటించింది. లియోపాల్డ్‌విల్లీలోని 'బోర్బా' విలేఖరి ఈ వార్తను పంపాడు. తనకు అతి విశ్వసనీయవర్గాలనుండి ఈ వార్త అందినదని ఆ విలేఖరి తెలియజేశాడు.

కివూ రాష్ట్రం లుముంబా అనుచరుల స్వాధీనంలో ఉన్న విషయం తెలిసినదే.

హైదరాబాద్, ఫిబ్రవరి 11:—

గుండెజబ్బు చికిత్సకై రెండు వారాలక్రితం ఆస్పత్రిలో చేర్చబడిన హైదరాబాద్ కేంద్ర సహకార సంఘాధ్యక్షుడు శ్రీ మాధవరావు ఆస్పత్రి నుంచి విడుదల చేయబడ్డారు.



విశాఖపట్నం [illegible] పబ్లిక్‌వర్క్సు శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుకి ఇటీవల స్వాగతపత్రం సమర్పించినప్పటి చిత్రం. శ్రీ కాకాని వెంకటరత్నం, దగ్గుమిల్లి మధుసూదనరావుగార్లు కూడా ఈ చిత్రంలో ఉన్నారు.

విశ్వం ఆదిమధ్యాంత రహితం కాదా?

—బ్రిటిష్ శాస్త్రజ్ఞుల సరికొత్త వాదం

లండన్, ఫిబ్రవరి 11.—

విశ్వసృష్టికి మొదలు అంటూ ఒకటి ఉన్నదని, అనేక లక్షలకోట్ల నక్షత్రాలతోకూడిన ఈ బ్రహ్మాండమైన విశ్వం ఎదుగుబొదుగు లేకుండా ఉన్నదనే సిద్ధాంతం నిజంకాదని బ్రిటిష్ శాస్త్రజ్ఞులు నిన్న ప్రకటించారు.

ప్రొఫెసర్ మార్టిన్ రైల్ నాయకత్వాన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన ఆరుగురు శాస్త్రజ్ఞులు కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు జరిపిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చారు.

శాస్త్రజ్ఞుల నిర్ణయాన్ని బ్రిటిష్‌పత్రికలు నిన్న ప్రముఖస్థానంలో ప్రకటించాయి: "విశ్వసృష్టిపై బైబిల్ సిద్ధాంతం నిజమని తేలింది" అని కొన్నిపత్రికలు వ్యాఖ్యానించాయి.

అనేక లక్షలకోట్ల నక్షత్రాలతో కూడిన ఈ విశ్వానికి మొదలు అంటూ ఒకటి ఉన్నప్పటికీ బైబిల్ 'సృష్టి సిద్ధాంతం'తో తమనిర్ణయాలు ఏకీభవించడంలేదని బ్రిటిష్‌శాస్త్రజ్ఞులు స్పష్టంచేశారు.

ప్రొఫెసర్ మార్టిన్ రైల్ క్రింద ఆరుగురు కేంబ్రిడ్జిశాస్త్రజ్ఞులు చాలా సంవత్సరాలుగా పరిశోధనలు సాగించారు. వీరితో ఒక స్త్రీకూడా ఉన్నది.

విశ్వసృష్టిపై వీరు వెల్లడిచేసిన అభిప్రాయాలు యివి.

(1) బ్రహ్మాండమైన ఈ విశ్వం అనుక్షణం వ్యాకోచిస్తూనే ఉంది.

(2) విశ్వంలో అంతర్భాగమైన కోట్లాది నక్షత్రాలు, ఇతర పదార్థమంతా చుట్టూచెదరిపోతున్నాయి. విశ్వం మధ్యభాగంనుండి క్రమంగా మనం వూహించని ప్రచండవేగముతో చెదరిపోతున్నాయి.

(3) విశ్వసృష్టికి ఖచ్చితంగా మొదలు అంటూ ఒకటి ఉన్నది. భగవంతుడు ఆదిలో ఆకాశాన్ని, భూమిని సృష్టించాడని, బైబిల్‌లో ఉన్నవ్యాఖ్యను ఒక పత్రిక దీనితో పోల్చింది.

(4) ఈ విశ్వం శాశ్వతమైన దేమీ కాదు. దీనికి అంతం అంటూ ఒకటి ఉంది.

విశ్వం వ్యాకోచిస్తున్నదనే సిద్ధాంతాన్ని నేటి శాస్త్రజ్ఞులు చాలమంది విశ్వసించడంలేదు. బ్రహ్మాండమైన ఈ విశ్వంలో పదార్థం నాశనమయ్యేకొంది, కొత్తపదార్థం పుట్టుకొని వస్తున్నదని వీరు చెపుతున్నారు. అక్కడక్కడ కొత్తగా నక్షత్రాలు పుట్టుకొనివస్తున్నవని తమవాదనకు ఆధారంగా వీరు చెపుతారు.

విశ్వానికి ఎదుగుబొదుగు లేదనే ఈ సిద్ధాంతం నిజంకాదని కేంబ్రిడ్జిశాస్త్రజ్ఞులు తమ పరిశోధనలవల్ల తేల్చివేశారు.

కాంతివేగానికికూడా అందని విశ్వాంతరాళం లోతులను పెద్ద రేడియో టెలిస్కోపు ద్వారా వీరు పరిశీలించి విశ్వసృష్టి నిగురించి అపూర్వమైన నిర్ణయాలు చేశారు.

రెండు సిద్ధాంతాలు

విశ్వసృష్టి గురించి ప్రధానంగా రెండు సిద్ధాంతా లున్నాయి.

ఒకటి: బ్రహ్మాండమైన ఈ విశ్వంలోని కోట్లాది నక్షత్రాలలోని పదార్థం కొన్నివేల కోట్ల సంవత్సరాలక్రిందట ముద్దగా ఉండేది. కోడిగ్రుడ్డు ఆకారంలో ఉన్న ఈ ద్రవ్యరాశి తీవ్రమైన ఒత్తిడికి లోనయి ఒక్కసారి బద్దలయింది.

బద్దలయిన శకలాలు ముక్కలుముక్కలుగా వేరుపడి నక్షత్రకూటాలుగా ఏర్పడి అమితవేగంతో దూరదూరంగా చెదరిపోవడం ప్రారంభించాయి. అప్పటినుండి ఇప్పటివరకుకూడా ఈ నక్షత్రాలు అమితవేగంతో విశ్వాంతరాళంలో ప్రయాణం చేస్తున్నాయి. విశ్వాంతరాళంలో దూరదూరంగా చెదరిపోతున్న నక్షత్రకూటాలు కోట్లకొలది ఉన్నాయి.

ప్రతి నక్షత్రకూటమిలోను కోట్లకొలది నక్షత్రాలు ఉన్నాయి. ప్రతినక్షత్రంకూడా మన సూర్యుని వంటిదే. సూర్యుడే ఒకనక్షత్రం. నక్షత్రంచుట్టూ ఉన్న గ్రహాలలో మన భూమి ఒకటి.

బ్రహ్మాండమైన విశ్వంలో మనభూమి ఎంత సూక్ష్మాతిసూక్ష్మమైనదో దీనివల్ల ఋజువవుతున్నది.

రెండవ సిద్ధాంతం: విశ్వంలో ఎదుగుబొదుగు లేదని, సృష్టి నిరంతరం జరుగుతున్నదని ఈ సిద్ధాంతం చెపుతున్నది. నక్షత్రాలు నశించి వాటిస్థానంలో కొత్తనక్షత్రాలు పుడుతున్నాయని ఈ సిద్ధాంతం చెపుతున్నది. శూన్యంలోనే ఉదజని అణువులతో పదార్థం ఏర్పడుతున్నదని ఈ వాదం చెపుతున్నది.

బ్రిటిష్‌శాస్త్రజ్ఞులు ఈ రెండవ వాదం తప్పని తమ పరిశోధనలవల్ల ఋజువుచేశారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

1955లో సింగరేణి బొగ్గుగనుల కంపెనీ తెలంగాణా వాటాలను అమ్మినందుకై తాత్కాలికంగా పదవినుంచి తొలగించబడిన మాజీ ఆర్థిక కార్యదర్శి శ్రీ సి. దామోదరరెడ్డిపై విచారణ జరిపే నిమిత్తం రాష్ట్రేతరుడైన ఒక ఉన్నతోద్యోగిని పంపవలసిందిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.

వాటాల అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ దామోదరరెడ్డిని సంజాయిషీ ఇవ్వవలసినదిగా కోరింది. ప్రస్తుతం ఆయన అస్వస్థతవల్ల ఆస్పత్రిలో ఉన్నందున సంజాయిషీ కొరకు ప్రభుత్వం ఎదురుచూస్తున్నది.

రష్యా ఉపగ్రహ రహస్యాలు

అమెరికా బయటపెట్టగలదట

వాషింగ్టన్, ఫిబ్రవరి 11:—

రష్యా రోదసిలోకి ప్రయోగించిన ఆరుటన్నుల బరువుగల ఉపగ్రహం రహస్యాలను కెన్నెడీ ప్రభుత్వం త్వరలోనే బైటపెట్టగలదని వైట్‌హౌస్ సమాచారశాఖ అధికారులు ఇవాళ ప్రకటించారు.

ఒకవారం క్రితం రష్యా ప్రయోగించిన ఉపగ్రహంలో మానవుడు ఉన్నాడని కొందరు వూహాగానం చేయడం కూడా జరిగింది.

ప్రభుత్వోద్యోగులకు రాకెట్లను గూర్చి అనేక అపోహలు ఉండడం ఈ వూహాగానాలకు దారితీసిందని వైట్‌హౌస్ సమాచారశాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇంతేకాక, ఇంతకుపూర్వం రష్యన్ ఉపగ్రహ ప్రయోగాలనుగూర్చి అమెరికాలో అత్యధికమైన ప్రచారం జరిగి ఉన్నందున, ఇప్పుడు ఈ సమాచారాన్ని విరివిగా ప్రచారం కానివ్వకుండా తొక్కిపట్టి ఉంచడం జరిగిందని కూడా అమెరికా రక్షణశాఖ వర్గాలు వివరించినవి.

రోదసీయానం చేస్తున్న వ్యక్తికి ఆక్సిజన్ అందించడం కూడా ఎంతో కష్టసాధ్యమైనదని.

హైదరాబాద్, ఫిబ్రవరి 11:—

ప్రతి స్వల్పనేరానికి పోలీసులు పట్టుకొంటూ వుండడం వలన నగరంలో రిక్షాలాగేవారు తిండికి మాడవలసి వస్తున్నదని, అందుచేత వారిని ఈ కష్టంనుంచి తప్పించాలని హైదరాబాద్ ఐ.ఎన్.టి.యు.సి నాయకులు, శాసనసభ్యులు అయిన శ్రీ టి. అంజయ్య, శ్రీ జి. వెంకటస్వామి శ్రీ యం. యం. హాసేం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

లఘు పరిశ్రమల సత్వరాభివృద్ధికి చర్యలు

: x :

త్రివేండ్రమ్‌లో రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో నిర్ణయాలు

త్రివేండ్రమ్, ఫిబ్రవరి 11:—

గత రెండురోజులుగా ఇక్కడ జరుగుతున్న అఖిలభారత లఘు పరిశ్రమల బోర్డు సభ్యుల సమావేశం నిన్నటిరోజున పూర్తి అయ్యాయి.

లఘుపరిశ్రమలు ఎదుర్కొంటున్న యిబ్బందులను విచారించి, త్వరితగతిని అభివృద్ధి పరచడానికై అనేక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు.

లఘు పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాల పంపిణీ, ప్రతిరాష్ట్రంలోను గ్రామీణ పారిశ్రామిక ఎస్టేట్ల ఏర్పాటు, పరపతి సౌకర్యాల విస్తరణ ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో లఘు పరిశ్రమలకు అవసరమైన విడిభాగాల తయారీకి అవసరమైన ఏర్పాట్లు గురించి ఈ సమావేశంలో నిర్ణయాలను తీసుకొన్నారు.

లఘు పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాల సరఫరాకు తగిన చర్యలు తీసికోవడం జరిగిందని కేంద్ర పరిశ్రమల మంత్రి శ్రీ మనూభాయ్ షా సమావేశంలో ప్రకటించారు.

కొద్దిగా లభ్యమవుతున్న ఈ ముడి పదార్థాలను అత్యవసరమైన విద్యుత్ పరికరాలను, ఇతర పారిశ్రామిక వస్తువులను తయారుచేయడానికి వినియోగించాలని సలహా యిచ్చారు.

గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటుచేయడానికై లఘు పరిశ్రమలకు 1961—62 కేటాయించిన మొత్తంలో సగం వంతును రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుపెట్టాలని సూచించారు.

లఘుపరిశ్రమలకు పరపతి సౌకర్యాల విషయమై ప్రత్యేకంగా నియమించిన ఉపసంఘం నివేదికను బోర్డువారు పరిశీలించారు. లఘు పరిశ్రమల రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు ఫీజులను ఇతర ఖర్చులను సగానికి సగం వంతు వరకు తగ్గించాలని నిశ్చయించారు.

లఘుపరిశ్రమలకు అవసరమైన విడిభాగాలను తయారు చేసే పరిశ్రమల గురించి పరిశీలనకు నియమించిన ఉపసంఘం తమ నివేదికను వచ్చే సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు.

ప్రస్తుతం దేశంలో లభ్యంకాని ఉక్కు రేకులు, కడ్డీలు మొదలైన వానిని 40 వేల టన్నుల వరకు విదేశాలనుండి దిగుమతి చేసుకోడానికి ప్రభుత్వ వ్యాపారసంస్థ నిశ్చయించిందని శ్రీ మనూభాయ్ షా ప్రకటించారు.

త్వరలోనే మూడువేల టన్నుల తగరం రేకులను దిగుమతి చేసుకోవడానికి సంప్రతింపులు జరుగుతున్నవని ఆయన వెల్లడిచేశారు.

దేశంలో ఉక్కు ఉత్పత్తి పెరిగినందున లఘుపరిశ్రమల యజమానులతో సహా, వినియోగదారులు అందరు తమ కోటా సర్టిఫికెట్లతో నిమిత్తం లేకుండా తమ కెంతవరకు ఉక్కు అవసరమో ఆర్డర్లు పంపుకోవచ్చునని లఘు పరిశ్రమల బోర్డు సభ్యులకు తెలియజేశారు.

తీగలు, రేకులు మొదలైన వాని విషయంలో కోటా సర్టిఫికెట్లు అవసరమని సమావేశంలో స్పష్టం చేయబడింది.

పెకింగ్ ప్రభుత్వానికి అమెరికా పరిగణన

: x :

సాధ్యం కాకపోవచ్చునని విదేశాంగమంత్రి శ్రీ రస్క్ సూచన

వాషింగ్టన్, ఫిబ్రవరి 10:—

కమ్యూనిస్టు చైనాను అమెరికా గుర్తించగల అవకాశాలు, అభిలషణీయత తనకు ఏమీకనిపించడంలేదని అమెరికన్ విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్ నేటిఉదయం యిక్కడ రికార్డుచేయబడిన టెలివిజన్ కార్యక్రమంలో పేర్కొన్నారు.

బ్రిటిష్ విదేశాంగమంత్రి లార్డ్ హోమ్ క్రిందటి బుధవారంనాడు ఒక ప్రకటన చేస్తూ ప్రపంచంలోని వాస్తవికపరిస్థితుల దృష్ట్యా మిత్రరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం యివ్వడం అవసర మన్నారు.

పెకింగ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం లేనిదే ఆయుధ విసర్జనపై వాస్తవిక చర్చలు ఏవిధంగా జరగగలవన్న ప్రశ్నకు శ్రీ రస్క్ ఈ విధంగా సమాధాన మిచ్చారు.

"ఆయుధ విసర్జన, అణ్వస్త్ర పాటవ పరీక్షల విరమణ,నిషేధంవంటిసమస్యలనుగురించి చర్చించినప్పుడు అణ్వస్త్ర నిర్మాణావకాశాలు, సమర్థత కల రాజ్యాలు పాల్గొననిదేపచర్చలైనా ప్రయోజనకరం కానిమాటనిజం. పెద్దసాయుధబలాలుకల రాజ్యాలు కూడా పాల్గొననిదే సాయుధబలాలతగ్గింపు కూడా అవసరమైన ఆయుధ విసర్జన కార్యక్రమం పూర్తికానేరదు" అని కూడా శ్రీ రస్క్ వక్కాణించారు.

తాజా వార్తలు

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 11:—

కాంగో పరిస్థితిని గూర్చి చర్చించేందుకు భద్రతా సంఘం రహస్య సమావేశం జరగాలని రష్యా చేసిన ప్రతిపాదనను నేడు 11 మంది సభ్యులుగల భద్రతా సంఘంలోని మెజారిటీ సభ్యులు త్రోసివేశారు.

• • •

వియంటియేన్, ఫిబ్రవరి 11:—

లావోస్‌లో అంతర్యుద్ధాన్ని అంతమొందించి దాని స్వాతంత్ర్యాన్ని సంరక్షించి, లావోస్ సమస్య ప్రపంచ యుద్ధానికి దారితీయకుండా చేయ గలిగేటట్లు మిత్రరాజ్యసమితి ప్రతిపాదనలను లావోస్ [illegible] నేడు రాజు సవాంగ్ [illegible] సమావేశమై చర్చించింది.

• • •

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 11:—

శ్రీ లుముంబా, అతని సహచరులు పారిపోయేందుకు వినియోగించిన కారు కనుగొనబడిన ప్రాంతంలోనే ఆకారుప్రక్కనే వారి వెంట తీసుకొని వెళ్ళారని భావించబడుతున్న రెండు రైఫిళ్ళు (తుపాకులు) కన్పించాయని నేడు కాటంగా ప్రభుత్వం జారీచేసిన ఒక ప్రకటన తెలుపుతున్నది.

ఈ రెండు ఆయుధాలతోను గుండ్లు ఖర్చు చేయబడి వుండటంచేత, అవి వారు ఉపయోగించినట్లు కన్పిస్తున్నదని కూడా పేర్కొనబడింది.

కాటంగా ప్రభుత్వం అంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో కారు కన్పించిందేగాని, అందులో రెండు రైఫిళ్ళు (తుపాకులు) లేనట్లు పేర్కొన్నది.

బొంబాయి ఫిలిం సలహా సంఘం పునర్వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:—

బొంబాయిలోని చలనచిత్ర సలహాసంఘాన్ని భారతప్రభుత్వం పునర్వ్యవస్థీకరించినట్లు ఫిబ్రవరి 11వ తేదీన వెలువడినగెజెట్ ప్రకటించింది. ఫిబ్రవరి 16వతేదీనుంచి అమలు లోనికి రానున్న ఈ నూతన సంఘంలో ఈక్రిందివారు సభ్యులు:

1. కేంద్రఫిలిం సెన్సార్‌బోర్డు అధ్యక్షుడు ఎక్స్‌అఫీషియో చైర్మన్.
2. కేంద్ర ఫిలిం సెన్సార్‌బోర్డు ప్రాంతీయ ఆఫీసరు—ఎక్స్ అఫీషియో సభ్యుడు.
3. కేంద్రఫిలిం సెన్సార్‌బోర్డు బొంబాయి సలహాసంఘం సభ్యుడు శ్రీ ఎం. ఎ. రజాక్.
4. శ్రీ డి. ఎస్. ఎస్. పవార్.
5. డాక్టర్ డి. జి. వ్యాస్.
6. శ్రీ జి. పి. జినర్జీ.
7. శ్రీ వి. డి. జకాతా.
8. డాక్టర్ డి. జె. జాళ్.
9. శ్రీమతి లీలాజోగ్.

గ్వాలియర్, ఫిబ్రవరి 11:—

ఇక్కడికి 150 మైళ్ళ దూరాన కార్వెల్ లోని కారడవిలో పోలీసులతో వేర్వేరుగా ఇటీవల జరిగిన రెండు పోరాటాలలో ఇద్దరు బందిపోటులు మరణించినట్లు ఇక్కడికి చేరిన వార్త [illegible] తెలుస్తున్నది.

ఇలా చనిపోయిన వారిలో ప్రఖ్యాతి ఒకరు. అగ్యారామ్ మరొకడు.

ఏటా 12.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి

: x :

మార్చినెలనాటికి ఇది 13.5 మిలియన్‌లకు హెచ్చగలదని కార్పొరేషన్ ప్రతినిధి ప్రకటన

కలకత్తా, ఫిబ్రవరి 11:—

ఈ సంవత్సరం జనవరినెలలో జాతీయ బొగ్గు అభివృద్ధి కార్పొరేషన్ ఏటా 12.5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసే దశకు చేరుకో గలిగినదని, వచ్చే మార్చినాటికి యిది 13.5 మిలియన్ టన్నుల ఉత్పాదకశక్తిని అందుకోగలదని, కార్పొరేషన్ ప్రతినిధి ఒకరు నేడు విలేఖరులకు తెలియచేశారు.

ద్వితీయప్రణాళిక ముగిసేనాటికి దేశంలో 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగలదని, దీనిలో ఏటా 40 టన్నుల బొగ్గును ప్రైవేటు రంగం ఉత్పత్తిచేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వయాజమాన్యాన నడుస్తున్న సింగరేణిగనులలో ఏటా 2.6 మిలియన్ టన్నుల బొగ్గు తయారు కాగలదని, ఇది యిప్పటికంటె 1.1 మిలియన్లు ఎక్కువ అని ఆయన చెప్పారు.

కార్పొరేషన్ చేతులలో లేని అనేకం వున్నాయని, ఒకటిరెండు ప్రాజెక్టులలో తయారవుతున్న బొగ్గు బాగుండడంలేదని ఆయన అన్నారు.

13.5 మిలియన్ల ప్రతి ఏటా తయారుచేయాలనీ, లక్ష్యం అలా వుండగా ఇంకొక పది టన్నుల బొగ్గును కొత్తకొత్త గనులద్వారా ఉత్పత్తిచేయించడానికి కార్పొరేషన్ అభిప్రాయపడుతున్నట్లు ఆయన ఎరుకపరిచారు.

పాత గనులలో 3.46 మిలియన్ టన్నుల బొగ్గు తయారు అయిందని, 0.5 మిలియన్ టన్నుల బొగ్గు హెచ్చుగా తయారుకాగలదని ఆయన అన్నారు.

గత మాసంలో ఒక్క బీహార్ 7,96,921 టన్నుల బొగ్గును,ఒరిస్సా 38,010 టన్నులను, మధ్యప్రదేశ్ 2,04,591 టన్నులను ఉత్పత్తి చేయగలిగినవని ఆయన తెలియచేశారు.

విజయవాడలో రథోత్సవం కార్యక్రమం

విజయవాడ, ఫిబ్రవరి 11:—

విజయవాడలో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర, శ్రీ వసంత మల్లేశ్వర, శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామివారలకు కళ్యాణ, రథ పుష్పోత్సవాలు శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీవారిచే నేటినుండి 17వ తేదీవరకూ జరుపబడును. 15వ తేదీన సాయంత్రం అయిదు గంటలనుండి రథోత్సవం జరుగుతుంది.

ఉదజని బెలూన్ శాస్త్రపరికరాలు

మహబూబాబాద్ సమీపంలో క్రిందకు పడినవైనం

మహబూబాబాద్, ఫిబ్రవరి 11:—

ప్రధాని నెహ్రూ సమక్షంలో టాటాపరిశోధనాలయం శాస్త్రజ్ఞులు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణ నుంచి ఆకాశంలోనికి ప్రయోగించిన ఉదజని బెలూనులోని శాస్త్రపరికరాలు, గత సాయంత్రం రంగురంగుల గాలిగుమ్మటం (పేరాచూట్) తో ఇక్కడకు సుమారు 8 మైళ్ళదూరంలోగల కంబల్‌పల్లి ప్రాంతంలో క్రిందకు పడినవి. అటవీ సంరక్షకోద్యోగి ఒకతను వాటిని తీసి రేంజి ఆఫీసరుకు అప్పగించాడు. వారు తిరిగి వాటిని స్థానిక పోలీసులకు అందజేశారు.

విజయవాడలో శ్రీ రామకోటి మహోత్సవములు

ఫిబ్రవరి 12 ఆదివారం కార్యక్రమం

విజయవాడ, ఫిబ్రవరి 11:—

ఉ. 7—30 నుండి 'చతుశ్శ్లోకి' భాష్యము శ్రీ వావిలాల వెంకటేశ్వరశాస్త్రి, 9—30 పాదుకా పట్టాభిషేకోత్సవం, మ. 12—30 తరంగగానం: శ్రీ ఘోరకవి రాఘవరావు, 2—00 'మత్స్యావతారం' కథాసంకీర్తన: శ్రీ కేతవరపు రామకృష్ణశాస్త్రి, సా. 4—00 ఉపన్యాసం: శ్రీ తూ. వెంకటాచార్యులు, 5—30 ఉపన్యాసం: శ్రీమతి దూపాటి రాజ్యలక్ష్మమ్మ, 6—30 'ముక్తి' ఉపన్యాసం: శ్రీ వావిలాల వెంకటేశ్వరశాస్త్రి, రా. 8—00 సంగీతసభ: శ్రీమతి నిడుముక్కల అన్నపూర్ణ శేషగిరమ్మ, 10—00 హరికథ: శ్రీ చల్లా సుబ్రహ్మణ్యశాస్త్రి.

క్రొత్త పరిశ్రమలకు స్థలాల మంజూరు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 11:—

పరిశ్రమలను స్థాపించడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో పెద్ద పెద్దస్థలాలయినా వారికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు ప్రభుత్వప్రతినిధి ఒకరు నేడు తెలియజేశారు. ఆయన ఇంకా ఈ క్రింది వివరాలు తెలియజేశారు.

[illegible] సంబంధించిన వివరాలు ప్రభుత్వం తయారు చేస్తున్నది.

[illegible] పారిశ్రామిక ఎస్టేటు విస్తృతం చేయడానికి ప్రభుత్వం మంజూరు చేసింది. [illegible] 18 ఫ్యాక్టరీ భవనాలు ఈ సంవత్సరం నిర్మించబడతాయి.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో [illegible] ఆరులక్షల రూపాయల ఖర్చుతో అదనంగా భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదించింది.

పంచదార పరిశ్రమ

[illegible], దివిసీమ (విశాఖజిల్లా)లో సహకార రంగంలో పంచదార ఫ్యాక్టరీలను స్థాపించడానికి ఆమోదం కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు చేరినవి. ప్రభుత్వం వాటిని పరిశీలిస్తున్నది.

ఇంతవరకు లైసెన్సు పొందిన 5 సహకార చక్కెర ఫ్యాక్టరీలలోనూ ఆముదాలవలస, చోడవరం, చిత్తూరు, పాలకొల్లు సహకార సంఘాలతో పనిసాగుతున్నది. పాలకొల్లు సంఘంమినహా, మిగతా సంఘాలలో 1961—62 లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

ఏటికొప్పాక పంచదార ఫ్యాక్టరీ విస్తరణ 1961—62 లో పూర్తికావచ్చును. ఈ ఐదు ఫ్యాక్టరీలు ఉత్పత్తి ప్రారంభించినట్లయితే, రాష్ట్రంలో అదనంగా 50 వేల టన్నుల పంచదార ఉత్పత్తి కాగలదని అంచనా వేయబడింది.

ఒక్కొక్క సహకార సంఘంలో 20లక్షల రూపాయల వాటాల పెట్టుబడి పెట్టడమేకాక రాష్ట్ర పారిశ్రామిక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పటివరకూ 3 కోట్ల రూపాయల ఋణాలు మంజూరు చేయడానికికూడా ప్రభుత్వం హామీ నిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపించిన నేరాలు

సమాధానమిస్తూ ఫిబ్రవరి 14న శ్వేతపత్రం విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 10:—

తెలంగాణా ప్రాంతీయ సంఘాధ్యక్షుడు శ్రీ అచ్యుతరెడ్డి మోపిన నేరాలకు సమాధానాలు రాష్ట్రప్రభుత్వం [illegible] శ్వేతపత్రాన్ని ప్రకటిస్తుంది.

తెలంగాణా ప్రాంతం పట్ల ప్రభుత్వం సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదని శ్రీ అచ్యుతరెడ్డి నేరారోపణ చేశారు.

ముఖ్యమంత్రి ఈ పత్రాన్ని విడుదల చేయవలసి ఉంది. కాని వారు ఆరోజున రాజధాని నగరంలో ఉండరు గనుక శ్రీ రంగారెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు.

విజయవాడ, ఫిబ్రవరి 11:—

విజయవాడ కొత్తగుళ్లలో జనవరి 29నుండి సుప్రసిద్ధ హరికథకులు 'అభినవమారుతి' శ్రీ కోట్ల బాలకృష్ణదాసుగారిచే జైమిని భారతము, భవచరిత్రము హరికథా గానము గావించబడుచున్నది.

ఆనాటినుంచి 30 రోజులపాటు ఈ హరికథా గానము ఏర్పాటుచేయబడినది.

పోలీథీన్

మందు సీసాల మూతలకు, సీసా మూతలకు, కాంపొజిషన్ కార్కులకు, ఏటన్నింటికి — పోలీథీన్ పి. పి. పి. షీటింగులు, ట్యూబులు, సంచీలు, యింకా యితర రకాలు యీ క్రింది యడ్రసుకు వ్రాయండి.

యడ్రసు

'ఆర్యన్'

[illegible] వీధి

మద్రాసు - 4.

టెలిఫోన్ నెం.—71502.



జి. వి. రెడ్డి అండ్ కో రిజిష్టర్డ్
మహాపాడ బొల్లి
శాస్త్రీయ ఆయుర్వేదౌషధములు
గోపాలపురం తూ.గో. జిల్లా
కట్లాగు ఉచితం లభించును
సవా మహావ్యాధులకు గ్యారంటీ-చికిత్స

అశోకా అమ్లా రత్నత్రయము

అశోకా ఆమ్లా హేరాయిల్
పొమేడ్-బ్రిలియన్‌టైన్
నల్లనికురులకు
బల్లనిగుణమును
విజయ కెమికల్స్..మద్రాసు-7.

చంద్రికా సబ్బు

(కొశధీకృతము అండ్ టాయిలెట్)

ఇది అందవికారంగా ఉన్నవారికి అందం చేకూర్చదు

అయితే చర్మాన్ని మృదువుగాఉంచి నానా తంగులు, సెగ్గెజ్జూ, పొంగు, మొటిమలు మొదలైన చర్మవ్యాధులనుండి కాపాడును. క్రమంతప్పకుండా ఈ సబ్బును వాడు తుంటే, టాయిలెట్ సబ్బుగాను, కొశధపు సబ్బుగాను చంద్రికకంటె ఉత్తమమైనది మరొకటి లేదని మీరు గ్రహిస్తారు.

పెద్ద స్టోరు అన్నిటిలోనూ దొరకును.

తయారుచేయువారు—

ఎస్. వి. ప్రొడక్టు ఇరింజలకూడ—కేరళస్టేట్.

వ్యక్తిగతమైన సేవ

చాల కాలపు అనుభవ ఫలితో

మూగా సంపాదించిన ప్రత్యేక

మైన నిపుణతతో ది పంజాబ్

నేషనల్ బ్యాంక్ నేడు మీకు

వ్యక్తిగతమైన సేవ చేయు

టకు సిద్ధముగా ఉంది.

అన్ని రకముల బ్యాంకింగ్ వ్యాపారములు నిర్వహించబడును.

ది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిమిటెడ్

స్థాపితము: 1895

హెడ్ ఆఫీస్: న్యూ ఢిల్లీ


పామాలివ్‌తో
నున్నగా ఉండేలా
ఎంతో సౌఖ్యముగా
గడ్డము
చేసుకోవచ్చును

మీరు సబ్బు నురుగు లేక బ్రష్‌లెస్ షేవింగ్ క్రీమ్ వీటిలో ఏది కావాలన్నా పామాలివ్ తయారులతో నున్నగా ఉండేలా, ఎంతో సౌఖ్యముగా గడ్డము చేసుకోవచ్చును. రోజంతా హాయిగా ఉండగలరు!

పామాలివ్ - సర్వత్ర విజయము పొందుచున్న వారు ఎన్నుకొనేది



గడ్డము మృదువుగా ఉంది. ముఖమారమె చర్మమునకు ఎక్కువ హాయి!

బ్రష్ అక్కరలేదు
వేగముగా, మృదువుగా
గడ్డము చేసుకోవచ్చును!



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించ బడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ యం. ఓ. రామబాబు, శ్రీ. సి.పి.లిమిటెడ్, ఉయ్యూరు	116—00
భారత సేవకసమాజము, వచిలిపట్నం టౌన్ బ్రాంచి	128—91
శ్రీ పి. సుబ్బన్న, రాజమండ్రి	50—00
వమరవల్లి బేసిక్ ట్రెయినింగు హైస్కూలు ఉపాధ్యాయులు అండ్ విద్యార్థి బృందము, వమరవల్లి	46—00
శ్రీ కేతవరపు సత్యనారాయణమూర్తి, యేడిదాల	11—16
శ్రీ వంద్యాల శంద్రశేఖరశర్మ, కర్నూలు	11—00
శ్రీ ఖలుసు ఆదెమ్మ, అంవర	10—00
శ్రీ దండనాయకుల భీంరావు, మైలారం	5—00
డాక్టరు యం. సోమనాథశర్మ, గోపన్నపాలెం	5—00
డాక్టరు సి. యం. కృష్ణమూర్తి, గోప్పాడు	5—00
శ్రీ పొట్టచెరువు సూర్యనారాయణరావు, ఉండ్రాజవరం	5—00
శ్రీ ఇ. వి. శేషాచార్యులు, హైదరాబాద్	5—00
శ్రీ పల్వూరి నరశింహము, పశర్లపాడు	5—00

రూ. 2—00 లు విరాళ మిచ్చినవారు :— సిరి పీరప్ప, బి. నాగేశ్వరరావు, పెద్దాడ సూర్య కాంతదేవి, వి. కృష్ణమూర్తి.

రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు :— కోలారపు కోటయ్య, కోటారపు లచ్చయ్య, కోచం ముత్యం, శ్రీ. సత్యనారాయణ, క్రి వెంకటరావు.

యెన్నె రామారావు 1—01, రఘుపాత్రుని కూర్మరాజా 0—25, దేవులపల్లి సీతారామ మూర్తి 0—25, జి. రామచంద్రరావు 0—50.

నిన్నటివరకు వసూలయిన

మొత్తం 1,39,343—64

మొత్తం 1,39,761—72

ఆంధ్రప్రభ భద్రాద్రి రామాలయ నిధి విరాళాల వివరములు సోమవారం పత్రికలో వెలువడవు. తిరిగి మంగళవారం ప్రకటించ బడును.

—ఎడిటర్

ఆంధ్రప్రదేశ్ ఆటవిక శాఖ

నంద్యాల ఫారెస్టు డివిజన్

గవర్నమెంటు కలప వేలం నోటీసు

నంద్యాల డివిజన్ ఫారెస్టు ఆఫీసరు గారిచే 20—2—61వ తేదీ ఉదయం 9 గం. నుండి కర్నూలుజిల్లా ఆత్మకూరులో సుమారు 15,000 ఘ. అ నల్లమద్ది టేకు, నల్లమద్ది, వేగి, టేకు ధ్వజస్తంభములు వగైరా కలప 100 ఘ.అ మొదలు 200 ఘ.అ లాట్లుగా వేలం వేయబ డును. ఇందుకు ధరావతు లాటుకు రూ 300 లు మాత్రం. తక్కిన వివరములకు ఆత్మకూరు గవర్నమెంటు టింబరుడిపో రేంజరుగారినుండి తెలుసుకొనవచ్చును.

(సం.) ఇ. చిన్నస్వామి
జిల్లా ఫారెస్టు ఆఫీసరు, నంద్యాల.

జిల్లా కలెక్టర్ ఆఫీసు, అదిలాబాదు.

ప్రకటన

అసిస్టెంటు పోలీసు ప్రాసిక్యూటింగు ఆఫీసర్లను అదిలాబాదు జిల్లాలో నియమించుటకు దరఖాస్తులు ఫిబ్రవరి 25, 1961 సం. వరకు స్వీకరింపబడును.

అర్హతలున్న అభ్యర్థులు వారి స్వంత ఖర్చులతో అదిలాబాదులో జరుపబడు ఇంటర్వ్యూకు పిలువబడుదురు. సెలక్టు అయినవారు ఆరు మాసములు ప్రభుత్వముచే నియమింపబడిన శిక్షణ పొందవలయును. దరఖాస్తులు తెల్ల కాగితముమీద ఈ క్రింద పేర్కొనబడిన అంశములతో నిండి యుండవలెను.

1. అభ్యర్థిని పూర్తి పేరు
2. తండ్రి పేరు
3. కులము, మరియు మతము
4. ప్రస్తుత చిరునామా
5. అభ్యర్థిని పుట్టిన తేదీ, స్థలము
6. విద్యార్హతలు
7. పూర్వ వృత్తి వివరములు
8. తదితర అత్యవసర సమాచారములు
9. దరఖాస్తులు కలెక్టరు అదిలాబాదు చిరునామాకు రిజిస్టరు పోస్టులో పంపవలయును. కవరు పై భాగమున 'అసిస్టెంట్ పోలీసు ప్రాసిక్యూటింగు ఆఫీసర్ల నియామకము వకై దరఖాస్తు' అని వ్రాయవలయును.

నియమబద్ధమయిన అర్హత పత్రముల కాపీలను దరఖాస్తు వెంట జతపరుపవలయును. పది రూపాయల రుసుము ఏ ప్రభుత్వ ఖజానాలో నైన లేక స్టేట్‌బ్యాంకు బ్రాంచిలో XXIII పోలీసు మిస్‌లేనియస్ హెడ్డుకు చెల్లించి చలానా దాఖలు చేయవలెను. యుద్ధములో పనిచేసిన అభ్యర్థులు మరియు వెనకబడ్డ జాతులు, కులములకు సంబంధించిన అభ్యర్థులు షెడ్యూలు క్లాస్‌వారు, షెడ్యూలు జాతులు పై రుసుము చెల్లింపవలసినవసరములేదు.

అర్హతలు :—ఈ క్రింద పేర్కొనిన అర్హతలు లేని అభ్యర్థి పై పదవికి నియమించుటకు అర్హుడు కాడు.

అ. 1 వ తేదీ ఆగష్టు 1961 తారీకునకు ఏ అభ్యర్థి వయస్సు (34) ముప్పది నాలుగు సంవత్సరములు నిండి యుండరాదు.

ఆ. ఆంధ్రప్రదేశ్ యందు ఏ విశ్వవిద్యాలయము కాని లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే గుర్తింపబడి ఏ యితర విశ్వవిద్యాలయము యొక్కగాని లా గ్రాడ్యుయేషన్ కలిగి యుండ వలయును.

ఇ. తెలుగు మరియు ఉర్దూ లేక మరాటీలో ప్రావీణ్యులై ఉండవలెను.

ఈ. మూడు సంవత్సరములకు తక్కువ కాకుండ క్రిమినల్ న్యాయస్థానములో న్యాయవాది వృత్తి చేసి యుండవలయును.

ఉ. అభ్యర్థులు తప్పక ప్రభుత్వపు జనరల్ పిడ్‌మినిస్ట్రేషన్ ఆర్. ఎ. శాఖ తారీఖు 20—4—59 యొక్క 3 వ మరియు 4 రూల్సు ప్రకారము జతపరచిన రెండవ షెడ్యూలులో పొందు పరిచిన ప్రకారము అర్హత పత్రము దాఖలు చేయవలయును.

(సం) వి. శ్రీనివాసాచారి, ఐ.ఏ.ఎస్.
కలెక్టరు, అదిలాబాదు.

రామనిధికి రు 116 లు

తాడికొండ బ్యాంకు విరాళం

(మన విలేఖరి)

తాడికొండ, ఫిబ్రవరి 11:— తాడికొండ కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు పాలకవర్గం అధ్యక్షులు శ్రీ వోల్ల సాంబిరెడ్డి అధ్యక్షత యిటీవల సమావేశమై భద్రాద్రి రామాలయ సముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధికి బ్యాంకు కామన్ గుడ్‌ఫండ్ నుండి రు. 116—లు యిచ్చుటకు తీర్మానించారు. ఆసొమ్మును, మా విలేఖరి ద్వారా అందజేశారు.

రాష్ట్రపరిశ్రమల అభివృద్ధి

హైదరాబాద్, ఫిబ్రవరి 11:— రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధిని గూర్చి ప్రణాళికామంత్రి శ్రీ పి. రంగారెడ్డి హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ నుంచి ఫిబ్రవరి 15వ రాత్రి 9—50 కి ప్రసంగిస్తారు.

విపణి వీధి

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 11:—

వేరుశనగపప్పు (80 కి. జి. ఎస్. బస్తా)	
కోరమాండల్	76—76.50
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగా రెడీ	450.51
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్వీన్ ఎం. ఎస్.	47.00
రాజా ఆరోరా	45.50
వేరుశనగకేకు	26.50

మద్రాసు బులియన్ మార్కెట్

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాములు	96.50
ఎస్.ఎం.బంగారంరెడీ 10 గ్రాములు	125.40
మూసాబంగారంరెడీ 10 గ్రాములు	122.25
బార్‌సిల్వర్ రెడీ (కి. జి.)	212.00
చిల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 11:—

74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—50
డి. బి. సన్నాలు ,,	25—50
3 మణుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కునుకు ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి. గ్రా.

బస్తా	50—00
(మెట్ట) పెసలు	52—00
పల్లపెసలు పీలాలు	47—00
మినుములు	52—50
మినుములు (కొత్తవి)	34—00
,, (పాతవి)	36—00
శనగలు రెండున్నర మణుగుల బస్తా	47—0

విజయవాడ బులియన్ మార్కెట్

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	143—50
సావరిన్	95—25
వెండి 100 తు.	242—00
వెండి 1 తు.	2—44

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 11:—

కాటన్ స్పేర్ ఆర్డినరీ—	రు. 147.00
ఇండియన్ బరస్—	రు. 24.76
బంగారం (పాల్లు)	రు. 122.30
వెండి పాల్లు)—	రు. 207.70
ప్రత్తి జరీలు (ఏప్రిల్)	563.25
వేరుసెనగ (మే)	218.00
ఆముదాలు (మే)	171.25

రేడియో

సోమవారం, ఫిబ్రవరి 13
శక 1882 మాఘ 24

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని: శివస్తుతి, 7—00 తె.వా., 7—15 శ్యామలాదేవి: ఖయాల్ ఆలయ బిలావల్, ఎస్. వరహరి: తబ్లా, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా, 8—15 హిం వా., 8—30 హిందూస్థానీ సంగీత శిక్షణ: రాగ్ హమీర్. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము (విజయవాడ నుండి రిలే), 1—00 టి. జి. ఎస్. వీరరాఘవాచారి, 1—45 విరామ సంగీతం, 1—50 తె. వా., 2—00 వాద్య సంగీత్, గజానన్‌రావ్ జోషి: వయొలిన్, అలీ అక్బర్ ఖాన్ సరోద్, 2—10 ఉ. వా., 2—20 హైదరాబాద్ బి వలె, 3—35 వాతావరణ సూచన, విరామ సంగీతం. సాయంత్రం : 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 శివ్‌రాత్రి, 7—00 తె. వా., 7—15 వజీద్‌కే ఘజలే: క. ఎస్. బేగ్, 7—30 వింజమూరి వరదరాజ అయ్యంగార్, మారెళ్ళ కేశవరావు: వయొలిన్, వి. ఎస్. లక్ష్మీ నారాయణన్: మృదంగం, 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—50 అంతర్విశ్వ విద్యాలయ చర్చా పోటీలు (హిందీ) (ఢిల్లీనుండి రిలే), 10—35 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 10—25 హైదరాబాద్ ఎ వలె, 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—00 టి. జి. ఎస్. వీరరాఘవాచారి, 2—30 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రము: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—15 లలిత్ సంగీత్, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—10 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్ నుండి రిలే), 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ ఎ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 లలిత సంగీతం, 1—50 తె. వా., సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 సంగీత కచేరి (హైదరాబాద్ నుండి రిలే), 9—00 ఆం. వా., 9—50 హైదరాబాద్ వలె, 10—05 శంభునటనం (పతంజలి), (హైదరాబాద్ నుండి రిలే), 10—35 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 త వా, 7—30 ఎస్. శంకరి, 8—00 మధుర గీతం. మధ్యాహ్నం: 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 ఆ. వా., 3—35 వాద్య సంగీతం, 4—55 వాతావరణ సూచన. సాయంత్రం : 5—30 జి. ఎస్. దండపాణి: వీణ, ముత్తుస్వామి దీక్షితర్ కృతులు, 7—15 ఆ. వా., 8—00 శ్రీరంగం, వి. ఎస్. కృష్ణమూర్తిరావు 8—30 ఎస్. సి. సౌందరవల్లి, 9—00 కదంబం, 9—30 ఎస్. రాధాకృష్ణనాయుడు: క్లారినెట్, వి. ఎల్. వేదగిరి: వయొలిన్, కోయంబత్తూర్ ఎస్. రామస్వామి: మృదంగం, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 వాద్య గోష్ఠి, 7—30 శంభునటనం (సంగీత రూపకం), 8—00 ఆం. వా. మధ్యాహ్నం: 1—00 కదంబం, 1—30 ఆం. వా., 1—40 గీతమంజరి, 1—50 తె. వా., 2—00 మధుర గీతం. సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—35 కె. బి. వెల్లప్ప, 7—00 తె. వా., 7—15 ఎస్. నీలకంఠ అయ్యర్: గోపాలకృష్ణ భారతి కృతులు, 7—50 'శ్రోతల పరిచయము', 8—00 శ్రోతలు కోరిన పాటలు, 8—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—15 ఎదురీత ఏకపాత్రాభినయం, ఎస్. జానకి, రచన: ఎ. సిద్ధేశ్వరరావు, నిర్వహణ: శుభ, 9—05 అంతర్విశ్వ విద్యాలయ చర్చా పోటీలు(హిందీ) (ఢిల్లీ నుండి రిలే), (విజయవాడ నుండి రిలే) 11—10 ప్రసార సమాప్తి.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:— కథా ఖండాలను జాతీయ మ్యూజియంలకై కొనే పద్ధతులపై, ప్రాతప్రతులనుకూడ కొని పదిలపరచవలెనని భారత ప్రాచ్య సాంస్కృతిక పరిశోధన కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసరు నీలకంఠశాస్త్రి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీనికోసం ఒక కమిటీని నియమించాలని కూడా వారు సిఫారసు చేశారు. దీనిని పురస్కరించుకొని ప్రభుత్వం యింటుకు ఏం ప్రయత్నిస్సున్నారని తెలుస్తున్నది.

ఆంధ్ర పంచాయతీ లా

(పంచాయతి చట్టము, రూల్సు, అర్జన్లు నూతన మార్పులతో (కొత్త కూర్పు)
రచయిత :— యు. యల్. జనార్దనరావు, రిటైర్డు ప్రభుత్వం సహాయ కార్యదర్శి. వెల: రు. 10—(పోస్టేజి కాకుండా) ఈ పుస్తకము పంచాయతీలు కొనుటకు ప్రభుత్వము అమోదించింది. కాపీలు వలయువారు క్రింది చిరునామకు వ్రాయుడు.

యు. యల్. జనార్దనరావు.
211/3 ఆర్.టి. విజయనగర్ కాలని,
హైదరాబాదు — 4.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అబ్‌స్ట్రాక్టు

ధర్మాదాయ సంస్థలు — విశాఖపట్నం జిల్లా, తాలూకా, పట్టణం — స్వర్గీయ బయనా అప్పల నర్సయ్య పాత్రుడుగారి ధర్మ సంస్థ—సంస్థ దుర్నిర్వహణ, 1951 మద్రాసు హిందూ మత, ధర్మాదాయ సంస్థల చట్టం నిబంధనల వర్తింపు — ప్రాథమిక ప్రకటన— జారీ.

హెూం. (— ధర్మాదాయాలు 2) శాఖ
జి. ఒ. ఎం. యస్. నెం. 78.
తేదీ: 12 జనవరి 1961.

దిగువ పత్రములు పరిశీలింపబడినవి.

1. శ్రీ బోయిన స్వామి పాత్రుడు పిటిషను, 2—8—1960 వ తేదిది.
2. విజయవాడలోని హిందూమత, ధర్మాదాయ సంస్థల డిప్యూటీ కమీషనరు లేఖ, 9—5—1960 వ తేదీ, డి. సి. 1. 216—56 వ నెంబరు గలది.
3. హిందూమత, ధర్మాదాయ సంస్థల (—పరిపాలన—) కమీషనరు లేఖ, 7—10—60వ తేదీ, ఎ. 2—39569—59 వ నెంబరు గలది.
4. రెవిన్యూ బోర్డు లేఖ, 28—10—1960 తేదీ, బి. పి. ఆర్. టి. 5005—60 వ నెంబరు గలది.

ఉత్తరువు :

ఈ క్రింది ప్రకటన ఆంధ్రప్రదేశ్ గెజిటులో ప్రకటింపబడుతుంది.

ప్రకటన

విశాఖపట్నంలోని "స్వర్గీయ బయనా అప్పలనర్సయ్యపాత్రుడు ధర్మసంస్థ" అనెడి ధర్మసంస్థ నిర్వహణలో దిగువ పేర్కొన్న షెడ్యూలులో స్పష్టపరచిన విధంగా అక్రమాలు జరుగుతున్నట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియ పరచబడినందువల్లనూ :

సదరు ధర్మ సంస్థ సక్రమంగా నిర్వహింప బడుటలేదని ప్రభుత్వం అభిప్రాయపడుటకు తగిన కారణములున్నందువల్లనూ :

సదరు ధర్మ సంస్థ సక్రమ నిర్వహణ ప్రయోజనాల దృష్ట్యా 1951 వ సం. పు మద్రాసు హిందూమత, ధర్మాదాయ సంస్థల చట్టం (—1951 వ సం. పు 19 వ మద్రాసు చట్టం—) లోని నిబంధనలన్నింటినీ మరియు దానిక్రింద చేసిన నిబంధనావళిని యీ ధర్మ సంస్థకు వర్తింపచేయవలసిన అవసరం ఏర్పడి నట్లు ప్రభుత్వం భావించినందువల్లనూ :

సదరు చట్టంలోని 3 వ సెక్షను క్రిందగల 1 వ సబ్ సెక్షను ద్వారా సంక్రమించిన అధికారాలను పురస్కరించుకొని పైన పేర్కొన్న ధర్మ సంస్థకు సదరు చట్టంలోని నిబంధనలన్నింటినీ, దానిక్రింద చేసిన నియమాలన్నింటినీ వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఉద్దేశించినందువల్లనూ :

పైన పేర్కొన్న 1 వ సబ్ సెక్షను క్రింద గల నిబంధనల ననుసరించి, సదరు ధర్మ సంస్థకు జారీచేయ ముద్దేశించిన ప్రకటనకు వ్యతిరేకముగా కారణములుంటే 1961 ఏప్రిల్ 16 వ తేదీనగానీ, తత్పూర్వంగాని చూపవలసిందని సదరు ధర్మసంస్థ విషయాలలో ఆసక్తిగలవారిని యీ నోటీసు ద్వారా కోరడమైనది:

విజ్ఞప్తి మూడు ప్రతులలో ఉండవలెను. ఆ తేదీన గానీ, అంతకు ముందుగానీ హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెూం (—ధర్మాదాయాలు) శాఖ కార్యదర్శికి చేరునట్టి విజ్ఞప్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించగలదు.

(ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఉత్తరువుతో ఆయన పేరిట.)

జి. వి. బట్,
ప్రభుత్వ ఉప కార్యదర్శి.

షెడ్యూలు

1. ధర్మకర్త శ్రీ కె. కనకయ్య పాత్రుడు, 1955 డిసెంబరు 15 వ తేదీన విశాఖపట్నం తహశీల్దారు ముందూ, 1956 ఫిబ్రవరి 19 వ తేదీన స్పెషల్ ఆఫీసరు ముందు ఉద్దేశ పూర్వకంగానే విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నాడు.
2. శ్రీ కె. కనకయ్య అక్కౌంటులనూ, బ్యాంకు అక్కవుంటును, ట్రస్టు పేరిట గాక తన పేరిట వుంచుకున్నాడు.
3. అక్కౌంటులు సరిగా వ్రాయబడలేదు.
4. అక్కౌంటులు నిర్వహిస్తున్నట్టి ఆర్. వి. రమణయ్య అనే ధర్మకర్త తాను అక్కౌంటులను ఆడిటు చేయించగలనని తెలియజేసి నప్పటికీ ధర్మకర్తలు వాటిని ఆడిటు చేయించలేదు.
5. భవనం శిథిలావస్థలో నున్నప్పటికీ పెద్ద మరమ్మతులేవీ చేయించలేదు.
6. ధర్మకర్తలలో ఒకరైన శ్రీ ఆర్. వి. రమణయ్య తన సోదరునితో కలిసి ట్రస్టు భవనంలోని ఒక భాగంలో, ట్రస్టుకు నామ మాత్రంగా రు. 25 ల అద్దె చెల్లిస్తూ నివసిస్తున్నాడు. ఇది ట్రస్టు సక్రమ ప్రయోజనాలకు భంగకరం.
7. ఇన్‌కమ్‌టాక్సు శాఖ అధికార్ల వద్దనుంచి మినహాయింపు సర్టిఫికెటును పొందడానికి బదులు రాబడినన్ను చెల్లింపబడుతున్నది.
8. ట్రస్టు ఆశయాలు సక్రమంగానూ, సంపూర్ణంగాను నెరవేర్చబడటంలేదు. హిందువులైన "నాగర" జాతికి చెందిన కొద్దిమంది విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిపులు మంజూరు చేయబడుతున్నాయి.

జి. వి. బట్,
ప్రభుత్వ ఉప కార్యదర్శి.

Rc No. 951-E1/60.

పంచాయతి సమితి కార్యాలయం, తలుపుల

టెండరు నోటీసు

తలుపుల పంచాయతి సమితి బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసర్ వారిచే ఫర్నిచర్ తయారు చేయువారి వద్దనుండి యీ క్రింద సుదహరించబడిన ఫర్నిచరు సమితి ఎలిమెంటరీ పాఠశాలలకు సప్లయి చేయుటకు నిర్ణీతమైన ఫారములలో సీలువేసిన టెండర్లు 15—2—61 వ తేది సాయంకాలము 4—0 గంటలలోగా కోరబడుచున్నవి.

వ.నెం.	పరికరముల పేర్లు	సైజు	పనివివరములు	అందాజుగా కావలసిన పరికరములు
(1)	(2)	(3)	(4)	(5)
1.	టేబుల్సు ఒక డ్రాయర్ చెలుకు కలది	3'×2'×2½'	(1) నల్లమద్ది వెన్‌టేక్ ప్లైవుడ్, పిలికినది నల్లమద్దిలో (2)కంప్లీట్ టేకు	35
2.	చేతులు కల కుర్చీలు బగ్‌ప్రూఫ్	స్టాండర్డు సైజు	(1)నల్లమద్ది (2) టేకు	40
3.	రూలర్సు	2'×1¼'×1¼'	డిటో	75
4.	బ్లాక్ బోర్డు స్టాండు స్టాండుతో	3'×3' 5¼'×3"×1¼'	డిటో	25
5.	బెంచీలు	6'×1¼'×1½'	డిటో	40
6.	రికార్డు పెట్టెలు ప్లాంకు మందము	2½'×1½'×1½' 1½"	డిటో	10
7.	స్టూలులు	1½'×1¼'×1¼'	డిటో	10
8.	పిల్లలు కూర్చుండు పలకలు మూడు అంచులు కలది	6'×1'×1" 2'×1"	డిటో	100
	ఆఫీసు ఫర్నిచరు			
9.	పెద్ద టేబుల్ రెండు డ్రాయర్లు గలది చెలుకులతో	5'×2½'×2½'	ప్లాంకు పైభాగముతో నల్లమద్దితో	2
10.	అల్మైరాలు 4 అరలు గలవి	6'×3'×15"	(1) నల్లమద్ది (2) టేకు	4
11.	అల్మైరాలు 3 అరలు గలవి	4'×2'×15"	డిటో	4
12.	కుర్చీలు చేతులుకలది	స్టాండర్డు సైజు	డిటో	6
13.	రికార్డు రాక్లు 4 కంపార్టుమెంటులు కలది.	6'×1½'×10'	పల్లవి	1

నిబంధనలు

(1) పైన సుదహరించబడిన పరికరములు సప్లయి చేయుటకు నిర్ణీతమైన టెండరు ఫారములు, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు వారి వద్దనుండి రు. 1—02 లు చెల్లించి పొందవలెను.

(2) ప్రతియొక్క టెండరుదారును డిపాజిట్టు రు. 150—00 లు చెల్లించి రసీదు టెండరుతో జత పరచి పంపవలయును.

(3) డిపాజిట్టు ధనము నగదు రూపంలోగాని, పోస్టాఫీసు ద్వారాగాని, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు గారికి చెల్లించి రసీదు పొందవలెను.

(4) డిపాజిట్టు సొమ్మును టెండర్లు అంగీకరింపబడని వారికి వెంటనే వాపసు చేయబడును.

(5) అంగీకరింపబడిన టెండరుదారు ఆతేదీ నుండి వారము రోజులలోగా పరికరములు అయా పరికరములు సప్లయి చేయుటకు అగ్రిమెంటు వ్రాసి యివ్వవలయును.

(6) టెండరు అనుమతించబడిన తరువాత ఆ టెండరుదారు వారము రోజులలోగా అగ్రిమెంటు వ్రాసి యివ్వని యెడల డిపాజిట్టు మొత్తము తిరిగి చెల్లింపబడదు.

(7) సరకు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరుగారి యొక్క తృప్తికి సరిగా సరఫరా చేయవలెను.

(సం.) వి. [illegible]

బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసర్.
తలుపుల 9—1—61.

దక్షిణ రైల్వే

బండ్ల సర్వీసులలో మార్పులు.

15—2—61 నుంచి దిగువ ఎక్స్‌ప్రెస్, ప్యాసెంజరు బండ్ల సర్వీసులలో మార్పులు చేయబడును.

1. విస్తరణ చేయబడిన బండ్లు :

బండినంబరు వివరణ	స్టేషన్	పోక గం. ని.	స్టేషన్	రాక గం.ని.
నం.419 ఏలూరు—రాజమండ్రి ప్యాసెంజరు	విజయవాడ	3—30	ఏలూరు	5—10
నం. 420 రాజమండ్రి — ఏలూరు ప్యాసెంజరు	ఏలూరు	20—40	విజయవాడ	22—45
నం. 405 రేపల్లె — తెనాలి ప్యాసెంజరు	తెనాలి	13—00	గుంటూరు	13—55
నం. 406 తెనాలి — రేపల్లె ప్యాసెంజరు	గుంటూరు	14—20	తెనాలి	15—15

2. వేళలలో మార్పులు :

నం. 19 మద్రాసు — కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ గం. ని.	స్టేషన్	నం. 20 కొచ్చిన్ మద్రాసు ఎక్స్‌ప్రెస్. గం. ని.
19—00 ↓	మద్రాసు సెంట్రల్	↑ 8—30
23—58	జాలార్పేట	3—25
0—10		3—5
3—50	ఈరోడు	23—00
4—10		22—40
6—20	కోయం	20—45
6—40	బత్తూరు జంక్షన్	20—25
11—38	ఎర్నాకులం	15—20
11—41	జంక్షన్	15—15
12—00	కొచ్చిన్ హార్బర్ టెర్మినస్	15—00

3. నం. 568 షోరనూరు — కొచ్చిన్‌హార్బర్ ప్యాసెంజరు షోరనూరునుంచి ఉ.9—30 గం.కు బయలుదేరి కొచ్చిన్ హార్బరు టెర్మినస్ 14—55 గం.కు చేరును.

4. నం. 420 రాజమండ్రి — ఏలూరు ప్యాసెంజరు రాజమండ్రినుంచి 17—20 గం.కు బయలుదేరును.

మధ్య స్టేషనులలో, పై బండ్ల వేళలలోని మార్పులున్నూ ఇతర ప్యాసెంజరు బండ్ల వేళలలోని కొన్ని మార్పులున్నూ ఆ యా స్టేషనులవద్ద నోటీసులపై చేయబడినవి.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు.

ఆంధ్ర పత్రిక

వివిధవ్యాసానుబంధం

నాగార్జునకొండకు నా యాత్ర

[మా ప్రత్యేక విలేఖరి]

నాగార్జునకొండలోయలో అడుగడుగునా ప్రాచీన నాగరికతావైభవంనాడుకట్టి ఉన్నదని మేము తొలివ్యాసంలో వివరించేశాము. ఈ లోయ త్రవ్వకాలలో బయల్పడిన అనేక స్తూపాలు, విహారాలు, శిల్పాలు, దేవాలయాలు మనల్ని విచలితులను చేసి కన్నులుచెమ్మగిల్లేట్టు చేస్తవి.

ఈ స్థలంలో బయల్పడిన చారిత్రక నిర్మాణాలను ముఖ్యంగా నాలుగు తరగతులుగా విభజించవచ్చు.

1. స్తూపములు, విహారములు మొదలైన బౌద్ధ నిర్మాణములు. 2. దేవాలయాలు, ప్రాసాదాలు, దేవకులాలు మొదలైన బ్రాహ్మణ మత చిహ్నములైన నిర్మాణములు. 3. స్నానఘట్టములు, అశ్వమేధయాగశాల, మొదలైన నిర్మాణములు. 4. సైనిక విన్యాసములకు సంబంధించిన నిర్మాణములు.

బౌద్ధ నిర్మాణములు

ఇక్కడ త్రవ్వకాలలో విజయపురినగరానికి తూర్పుదిశగా, అనేక బౌద్ధస్తూపములు, విహారములు బయల్పడినవి. ఈ బౌద్ధ నిర్మాణములలో అత్యంత ప్రాధాన్యమైనది మహాచైత్యము. దీనినే మహాస్తూపమని కూడా అంటారు. ఈ స్తూపములో బంగారుభరిణలో ఉంచబడిన బుద్ధధాతువు దొరికినది. ఈ బుద్ధధాతువును సారనాథ్‌కు పంపారు.

విహారములు

ప్రతిబౌద్ధ నిర్మాణంలోను, ఒక విహారం, ఒకటి లేక రెండు చైత్యములు, ఒక స్తూపము ఉంటవి. విహారాలు భిక్షుభిక్షుకులు నివసించే స్థలాలు. బౌద్ధ సన్యాసులు పారమార్థిక విషయాలను చర్చించుటకై విహారాల మధ్యలో స్తంభాలతో కూడిన మంటపాలు కూడా ఉంటవి. చైత్య మనగా అర్ధచంద్రాకారముగా గోడలుగల ఉండే చతురస్రాకారముగల నిర్మాణము. సాధారణముగా ప్రతివిహారమునకు ద్వారదేశమునందు ఇరుప్రక్కల రెండుచైత్యములు ఉంటవి. ఒకటి బుద్ధచైత్యము. మరొకటి స్తూపచైత్యము. ప్రతిస్తూపములోను బుద్ధుని ధాతువులు, లేక బుద్ధునితో వ్యక్తులైన అర్హతుల ధాతువులు నిక్షిప్తములై ఉండు. నాగార్జునకొండలోయలోని స్తూపములో విభిన్న ఆకృతులుగల స్తూపములు అనేకమున్నవి. బుద్ధదేవుని ధాతువు దొరికిన స్తూపమత్యంత గంభీరమైన శిల్పము. ఈ మహాచైత్యము సందర్శించినప్పుడు సాక్షాత్తుగా బుద్ధదేవ సందర్శనమే ఎట్టి ప్రశాంతి, ప్రసన్నత మన కలుగునో అట్టి ప్రశాంతి, ప్రసన్నత కలుగు. ప్రతి స్తూపానికి ఆయక పటాలు ఉంటవి.

విశ్వవిద్యాలయాలు

నాగార్జునకొండ లోయలో ముఖ్య చూడదగిన స్థలాలలో విశ్వవిద్యాలయం ఒకటి. ఈ విశ్వవిద్యాలయానికి దేశదేశాల విద్యార్థులు వచ్చి విద్యనభ్యసించే వారని ప్రతీతి ఉన్నది. విశ్వవిద్యాలయములో స్నానశాల (బాత్‌కేసెల్), అస్పత్రి (ఫీవర్ క్లినిక్), అధునాతన పద్ధతిలో నిర్మించబడిన పాయిఖానా (సెప్టిక్...), విద్యార్థుల వసతి గృహాలగదులు (హాస్టల్ రూములు) భోజనశాల (డైనింగుహాల్) ఉన్నవి. ఈ విశ్వవిద్యాలయంలోని ఒక శిలాఫలకంపై 'ముఖ్య విగతజ్వరాలయం', అని లిఖించబడి ఉన్నది. దీనినిబట్టి ఇక్కడ వైద్యశాల కూడ ఉండిఉంటాగ వలెనని వూహించవచ్చును. లేక విగతజ్వరులైనా, బౌద్ధ వ్యాసులు నివసించిన స్థలమని కూడానుకొనవచ్చును. ఈ విశ్వవిద్యాలయములో హేతు, అర్థ, శబ్ద శాస్త్రములు, ఆగమ,వినయ, ఉపదేశ ప్రకరణములు బోధించబడేవి. కుమారనంది విహారములో ఉన్నతగణితముకూడా విద్యార్థులకు బోధించబడేది.

ధరణి విహారము

ఈ విహారము పరిపూర్ణమైన విహార నిర్మాణ శిల్పమునకు నిదర్శనము. ఈ విహారములో ఒక స్తూపము, ఒక చైత్యగృహము, మూడు పూజా స్తూపములు కలవు. స్తూపముఖద్వారంలో ఒక శిలాఫలకంపై బుద్ధదేవుని పాదద్వంద్వం శిల్పించబడి ఉన్నది. ఈ పాదద్వంద్వంలో మత్స్య, వృక్ష, పూర్ణఘట, స్వస్తిక, ధర్మచక్ర, అంకుశాది చిహ్నములు గలవు.

కుమారనంది విహారము

కుమారనంది విహారములో అనేక విహారములు కలిసి ఉన్నవి. ఈ విహారములో ఉన్నత గణిత శాస్త్రము బోధించబడుతూ వచ్చేదట.

సింహళ విహారం

సింహళమునుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు నివసించుటకై నిర్మించబడిన విహార మిది.

బ్రాహ్మణమతానికి సంబంధించిన నిర్మాణాలు:

అష్టభుజస్వామి ఆలయం

కృష్ణాతీరంలోని త్రవ్వకాలలో స్తంభాలతో కూడిన అనేకమంటపాలు బయల్పడ్డాయి. ఈ సందర్భంలో ఆభీరరాజు వాశిష్ఠీపుత్ర వసుసేనుడు అష్టభుజస్వామి విగ్రహప్రతిష్ఠ కావించినట్లు వ్రాసిన ఒక శిలాశాసనంకూడా బయల్పడింది. ఒక శాసనములో ''పరమ దేవస్య, పురాణ పురుషస్య, నారాయణస్య' అని లిఖించబడి ఉన్నది.

కార్తికేయాలయం

ఇక్కడ త్రవ్వకాలలో బయల్పడిన నిర్మాణాలలో కార్తికేయాలయంకూడా ఒకటి. ఈ ఆలయంలో దక్షిణముఖంగా 64 స్తంభాలతో కూడిన ఒక మండపం ఉన్నట్లు బుజువవుతున్నది. ఈ ఆలయం కార్తికేయస్వామి ఆలయమని చెప్పడానికి ఇక్కడ దొరికిన కుక్కుటశిల్పం ఒక ముఖ్య నిదర్శనం.

పుష్పభద్రస్వామి ఆలయం

ఇక్కడ త్రవ్వకాలలో పుష్పభద్రస్వామి ఆలయం బయల్పడింది. 'మహాదేవస్య, పుష్పభద్రస్వామినస్య' అని ఇక్కడ దొరికిన శాసనంలో లిఖించబడిఉన్న కారణాన ఈ ఆలయం శివుని ఆలయమని నిర్ధరించబడుతున్నది.

'దేవసేన' ఆలయం

పెద్దకుందేళ్ళగుట్టవద్ద 'దేవసేన' దేవాలయం బయల్పడింది. ముఖమంటపంగనిపులో నిల్చున్నట్లున్నదేవి విగ్రహం కనుపించింది. కుడి చేతిలో త్రిశూలము, ఎడమచేతిలో ఖడ్గము ఉన్నవి. కుమారస్వామి, భార్యలలో 'దేవసేన'దేవి ఒకామె. ఈ ఆలయ ప్రాంతంలో ఉత్సవమండపంకూడా ఉన్నది.

అశ్వమేధశాల

ఇక్కడ చూడదగినస్థలాలలో అశ్వమేధశాల ఒకటి. ఇక్ష్వాకురాజు శ్రీ శాంతమూలుడు అశ్వమేధక్రతువు చేసినట్లు శాసనములవల్ల తెలుస్తున్నది. అశ్వమేధశాలలో కూర్మచితి ఉన్నది. ఇది యాగముచేసినరాజు హోమమునువ్రేల్చినగుండము. ఈ గుండము కూర్మాకారములో నిర్మించబడినది. ఈ కూర్మచితికి ప్రక్కగా ఆహుతియాగ్ని వేల్చుటకై నిర్మించబడిన ఒక గుండము కలదు. ఈ గుండము చతురస్రాకారములో నిర్మించబడినది.

అవభృథ తటాకము

అవభృథ తటాకము, అశ్వమేధశాలలోనిభాగమే. పరిపూర్తి అనంతరం, యాగము చేసిన రాజు, ఆయన ధర్మపత్నులు అవభృథస్నానమొనరించుటకై ఈ తటాకము నిర్మితమైనది. ఈ తటాకము 27అ. చతురస్రాకారములోనున్నది. ఈ తటాకములోనికి దిగి స్నానమాచరించుటకై, మెట్లుకూడ నిర్మించబడినవి. ఈ తటాకమునకు నీరు వెలికిపోవుటకై డ్రెయినేజికూడా ఏర్పాటుచేయబడింది. అవసరమునకు మించి నీరు వెలికిపోగా ఈ తటాకములో ఎల్లప్పుడు 5'9'' లేక 6' ఎత్తున నీరు ఉంటుంది. యజ్ఞమొనర్చినరాజు ఎంత ఎత్తుగలవాడో అంతవరకు నీరు ఈ తటాకములో ఉండవలె. ఈ అవభృథ తటాకములో 5'9'' ఉన్నందున, ఇక్కడ యజ్ఞమొనర్చినరాజు 5'9'' ఎత్తుగలవాడై ఉండిఉండవచ్చునని వూహించవచ్చు. ఈ అశ్వమేధశాల ఉన్నచోటనే యాగములో సంహరించబడిన అశ్వమును పూడ్చిపెట్టు స్థలంకూడా ఉన్నది.

క్రీడారంగం

ఈ క్రీడారంగంలో ఆనాటి రాజులు క్రీడావినోదాలు జరిపేవారు. ఈ క్రీడారంగానికిచుట్టూ ప్రేక్షకులు కూర్చుని క్రీడావినోదాలను చూచుటకై మెట్లవరుసలు నిర్మించబడినవి. మధ్యలో ఉన్న క్రీడాస్థలము 309 అడుగులపొడుగు,259 అడుగులు వెడల్పు, 15 అడుగులు లోతు గలది. వర్షాకాలంలో ఈ క్రీడారంగంలో నీరునిలిచినపుడు, ఆనీటిని వెలికి పంపడానికి 2 అడుగుల వెడల్పుగల నీటిపారుదలమార్గం కూడా ఏర్పాటు చేయబడినది.

నాటకములు, వినోద విజ్ఞాన కార్యక్రమములు, ఉపన్యాసములు జరుగుస్థలము (స్టేడియం)

ఇక్కడ త్రవ్వకాలలో ఒక స్టేడియంకూడా బైటపడినది. ఈ స్టేడియంలో నాటకప్రదర్శనములు, వినోద వైజ్ఞానిక కార్యక్రమములు, ఉపన్యాసములు జరిగిఉండవచ్చునని వూహించవచ్చును. నిర్మాణమునకు మధ్యలో వేదికకలదు. వేదిక చుట్టూ ప్రేక్షకులు కూర్చొనుటకై గ్యాలరీలు మెట్లవరుసలుగా అమర్చబడిఉన్నవి.

పౌరజనులు నివసించిన స్థలాలు

ఈ త్రవ్వకాలలో పురజనులు నివసించిన స్థలాలు కూడా వెలికివచ్చినవి. కుమారనంది విహారానికి తూర్పువైపున 500 అడుగుల పొడుగున 500 అడుగుల వెడల్పున పురజనులు నివసించిన గృహముల తాలూకు గోడల రాళ్ళనిర్మాణ అవశేషములు బైటపడినవి. ఈనిర్మాణములు వరుసలుతీరి సందులువలెను, గొందులవలెను ఉన్నవి. ముఖ్యంగా ఈ నిర్మాణములో బైటపడిన గమనించదగిన ఒక నిర్మాణము, ఒక స్వర్ణకారుని (కంసాలి) గృహము. ఈ గృహ మున్న స్థలములో స్వర్ణకారుడు ఉపయోగించు పనిముట్లు బైటపడినవి.

స్నానఘట్టము

పుష్పభద్రస్వామి ఆలయానికి పశ్చిమదిశగా కృష్ణానదీతీరంలో స్నానఘట్టములు బైటపడినవి. 100 అ. పొడవు 200 అ. వెడల్పుగల ఈ స్నానఘట్టములలో నదిలోకి దిగి స్నానముచేయుటకు వీలుగా మెట్లు అమర్చబడి ఉన్నవి. ఈ మెట్లు ఎంతో విన్నదిగాను, అతితంగాను ఉన్నందువల్ల ఇక్ష్వాకుల అంతఃపురస్త్రీలు ఇక్కడ స్నానాదులు ఆచరించిఉండురని వూహించవచ్చును.

ఇక్ష్వాకులనాణేలు

ఇక్కడ త్రవ్వకాలలో ఇక్ష్వాకులకాలంనాటి నాణేలు బైటపడినవి. చతురంశభోధిపరిమితమైన ధావనలయానికి ఆధిపత్యానికి చిహ్నమైన ఒక గుర్తు ఈనాణేలపై ఉన్నది. దీనిని ఉజ్జయిని చిహ్నము అంటారు. ఇవికాక నాగార్జునకొండ త్రవ్వకాలలో పాతరాతియుగం, మధ్యరాతియుగం, చిన్నరాతియుగం నాటి అవశేషాలు, పనిముట్లు దొరికినవి.

సైనిక నిర్మాణాలు

విజయపురికి చుట్టూ 3000 అ. 2000 అ. గోడ నిర్మించబడి ఉన్నది. కృష్ణానది కుడిప్రక్కతీరంలో 350అ. దూరంలో ఈప్రాకారాలున్నవి. ఈప్రాకారానికి ఉత్తరభాగంలోను, పశ్చిమభాగంలోను కందకాలు త్రవ్వబడిఉన్నవి.

అనేక బౌద్ధ, బ్రాహ్మణ నిర్మాణాలలో విలసిల్లుతున్న ఈలోయ, నాగార్జునసాగర్ డామ్ నిర్మాణ ఫలితంగా జలసంకీర్ణమై పోగలదు. ఈ విషయమును గమనించి 1955వ సంవత్సరంలో ఈ స్థలాన్ని దర్శించిన సందర్భంలో ప్రధాని నెహ్రూ ఈ అవశేషాలన్నిటిని కొండపైన భద్రపరచవలసిందిగా ఉద్బోధించినారు. ఆ తరువాత భారతప్రభుత్వ విద్యాశాఖవారు, ఈవిషయాన్ని పరిశీలించుటకై 1956లో ఒకనిపుణులసంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ నిపుణులసంఘం, ఈ నిర్మాణములను భద్రపరచుటకై నాగార్జునకొండను ఎంచుకొన్నది. తదనుసారంగా మహాచైత్యము, విశ్వవిద్యాలయాలు, స్టేడియం, స్నానఘట్టము, అశ్వమేధశాల మొదలగు నిర్మాణములు యథాతథంగా కొండపైన నిర్మింపబడుచున్నవి.

(సశేషం)



శ్రీ రంగనాథస్వామి



విశ్వవిద్యాలయంలో ఒక భాగం

శ్రీగిరి మల్లికార్జునా!

—:x:—

శ్రీనగజామనోధన! యశేష జనావన! చంద్రభూషణా!
మౌని సమూహమానసనమంచిత దీప్తగుహావిహారి పం
చానన! పుత్రకాయితషడానన! స్వాగత మయ్య! మత్హృదు
ద్యాన సరోవరాంబుజ సుఖాసన! శ్రీగిరి మల్లికార్జునా!

ఇదియ మదుక్తిదార గొను మిచ్చితి నర్ఘ్యము పాద్యమున్ రసా
భ్యుదయపు శాన మార్చి ధ్వని భూతియు సంస్కృతి గంధ మర్దనం
పదలను నక్షతల్ వివిధభావసుమమ్ములు నుంచినాడ నీ
పదముల నిద్ది నీ విడిన భాగ్యము శ్రీగిరి మల్లికార్జునా!

మోసుకవచ్చి జన్మములు పూంచిన వాసన నీకు ధూపమున్
జేసితి భోగ్యకర్మఫలశేషము వత్తిగ దీప మిచ్చితిన్
నా సురుచిప్రసిద్ధతమనై కమనోరథభక్ష్యసంభృత
గ్రాసనివేదనమ్ము గొని కావుము! శ్రీగిరి మల్లికార్జునా!

మరిమరి నీకు హారతిడి మత్కరముల్ పడకెన్ మనమ్మునన్
వెలవను సిగ్గునుం బొడమె నీడక కంకణమైన శేషు వే
శిరములదివ్యరత్నములు చిందు మహాప్రభ నొప్పు నీకడే!
నరు డొక దారతిచ్చునటె! నవ్వెదొ! శ్రీగిరి మల్లికార్జునా!

కోమలమై దళత్రితయగుంఫితమై, శుభమై సుగంధమై
యేమియు జీదయున్ జిరుగు నెయ్యని మారెడుపత్రి దుర్లభా
యామసరంధ్రనిష్ఠురమదాత్మయు నుంచితి నీ పదద్వయీ
సీమ సమంత్రపుష్పముగ జేకొను! శ్రీగిరి మల్లికార్జునా!

మెచ్చిన నీవె మెచ్చవలె మెచ్చులు ప్రాకృతముల్ నిషిద్ధముల్
ఇచ్చిన నీవె యీవలె మరెవ్వరియీవులు నెండమావులే
నెచ్చటి కేగ నీ న్వదలి యెవ్వరితో బనిలేదు మోక్షపుం
బిచ్చము పెట్టవయ్య! నను మేకొని శ్రీగిరి మల్లికార్జునా!

చాళ్లమునందు నన్ జడగ జుట్టుకొనంగదె! లేక పాముగా
నుల్లసిలంగ గంఠతటి నూనుచుకోగదె! యింత యేల నీ
తెల్లని కొండపై నునుపుతేలిన బండగ జేసికోవె! నే
వొల్లను నొల్ల నొల్ల నిట నుండగ శ్రీగిరి మల్లికార్జునా!

"తపరి తురాయి వజ్రఖచితంబు జరీసగిషీల పట్టు పు
ట్టములు నెవీ?" యటంచు గిరి ఈ తురు జోగులమాట సమ్మితా
గౌమరిత నిచ్చునా దడుగ గొంకక చూచెదు మిన్ను దిక్కులన్
సమరసభావమా యిది యశస్విని! శ్రీగిరి మల్లికార్జునా!

—శ్రీ ముదిగొండ వీరభద్రమూర్తి

["శ్రీగిరి మల్లికార్జున శతకము"నుండి]

మహాభారతము- వ్యాస హృదయము

రచన: శ్రీ దశిక సూర్యప్రకాశరావు

మహాభారతము అసాధారణమయిన గ్రంథము. దానిలోతు సామాన్యులకు అందదు. దానిలోతుతెలియలేకకొందరు సామాన్యులు ''భారతము బొంకు'' అని చప్పరించివేయుచున్నారు. ఇది సరికాదు. ఆంధ్రదేశములోని పెక్కుండ్రు విద్వాంసులు మహాభారతమును తరచి తరచి జాతి రత్నములను వెలువరించియున్నారు. వారందరకును దోసిలొగ్గి నాకుతోచిన అల్పాభిప్రాయములను విన్నవించుకొందును.

వ్యాసులవారు భారతజాతికి చేసిన మహోపకారము ఇంతింతనరానిది. వారు వేదవిభాగమును చేసి బ్రహ్మసూత్రములను రచించుటయేగాక సామాన్య మానవులను సంయతము తరింపజేయుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉపపురాణములను రచించియున్నారు. శ్రీమద్భాగవతము ఆ పురాణములలోనిదే. కాని భారతము వానిలోనిది కాదు. అది విలక్షణమైన గ్రంథము. ఆ పురాణములన్నియు ఒకయెత్తు, భారతమంతయు ఒకయెత్తు అనిపించుచుండును.

అయితే భారతమునకు గల ఆ విశిష్టత యేమో తెలిసికొనవలెను. బ్రహ్మర్షులును, అవతారమూర్తులును, పరమ ధార్మికులును మానవ కల్యాణకాముకులునైన శ్రీ వ్యాసులవారు అర్థహీనములైన చప్పుగ్రంథములు వ్రాయరుగదా! వారు వ్రాసినా రనగా ఏదో మహాప్రయోజనమును సాధించునే వ్రాసిరనుట నిర్వివాదవిషయము. స్వయముగా వ్యాసులవారే బ్రహ్మతో ఇట్లు చెప్పియున్నారు.

''కృతం మయేదం భగవన్ కావ్యం పరమపూజితం, రహస్యంచ యు ద్వ్యాస్యత్ స్థాపితం మయా! సాంగోపనిషదాం చైవ వేదానాం విస్తర క్రియా ఇతిహాస పురాణానా మున్మేషం నిర్మితంచ యత్''.

ఈ కావ్యము పరమపూజితమైనది. రహస్యమైనది. వేదవేదాంత పురాణేతిహాస సారభూతమైన దని తాత్పర్యము. దానినే నన్నయభట్టుగారు—

ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని
యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని
కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని
యైతిహాసికు లితిహాస మనియు
పరమపౌరాణికుల్ బహుపురాణసముచ్చ
యం బని మహిఁ గొనియాడుచుండ''

వ్యాసులవారు భారతమును విరచించి రని వ్రాసియున్నారు. భారతమునకు పంచమవేద మని పేరు. అనగా అది గొప్ప ఆధ్యాత్మిక గ్రంథమని యర్థముగదా! ఆ చూపుతోగదా దానిని చూడవలెను—ఇంకను నన్నయభట్టు, భారత ప్రశస్తిని గురించి ఇట్లు వ్రాసియున్నారు:

''అపరిమిత తారకా సముద
యంబుల వెన్నుని సర్వవేద శా
స్త్రముల రుణీసహారము ము
దంబునబొందను బుద్ధిబాహా వి
క్రమమున దుర్గమార్థ జల
గౌరవ భారతభారతీసము
ద్రము దరియంగ నీదను వి
ధాతృవశంబునను నేరబోలునే.''

భారతము ఒక సముద్రమువంటి దనియు, అది మిక్కిలి లోతయిన దనియు, దాని యర్థమును గ్రహించుట సాధ్యము కాదనియు తాత్పర్యము—

వ్యాసులవారు భారతరచన కేవలము ఆధ్యాత్మబోధ చేయుటకే పూనుకొన్నారు. భారతగ్రంథ మధ్యభాగమున అనగా భీష్మపర్వమునందు ఉపనిషత్సారమయిన భగవద్గీత ను నిక్షేపించియున్నారు. అది యొక అఖండరత్నదీపము. ఆ దీపపుకాంతుల వెలుతురుననే భారతగ్రంథమంతయు నడుచుచున్నది. కథానిర్వహణములో, పాత్రచిత్రణములో, రసభావబంధుర నిర్వాహకములో ఆ యధ్యాత్మతత్త్వమే ప్రతిఫలించుచుండును.

గీతాశాస్త్రము ఉపనిషత్సారమే గనుక అందు భగవంతునివిభూతి, సాధకుని లక్ష్యము, ఈశ్వర ప్రణబుద్ధి తెన్నుగా చెప్పబడినవి.

''యస్సర్వత్రా నభిస్నేహ
స్తత్తత్ప్రాప్య శుభాశుభమ్
నాభినందతి నద్వేష్టి,
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా''

''విహాయ కామాన్ యస్సర్వాన్
పుమాం శ్చరతి నిస్పృహః
నిర్మమో నిరహంకార
స్స శాంతి మధిగచ్ఛతి.''

''ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ
నైనాం ప్రాప్య విముహ్యతి
స్థిత్వా స్యా మంతకాలేపి
బ్రహ్మనిర్వాణమృచ్ఛతి''

''తుల్యనిందాస్తుతి ర్మౌనీ
సంతుష్టో యేనకేనచిత్
అనికేతః స్థిరమతిః
భక్తిమాన్ మే ప్రియో నరః''

''దుఃఖేష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః
స్థితధీ ర్ముని రుచ్యతే''

''సర్వధర్మాన్ పరిత్యజ్య
మా మేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మాశుచః''

గీతయందంతటను భగవత్ప్రాప్తిని గోరు సాధకుని లక్షణములు చెప్పబడినవి. అతడు—లౌకిక విషయములందు శ్రద్ధ ఉంచరాదు. ఏ విషయమునైనను మమకారము చూపరాదు. తనకు ప్రాప్తించిన శుభాశుభములను తటస్థచిత్తముతో అనుభవింపవలెను. మనస్సులో ఆవరించియున్న కోరికలను విడిచి, నిస్పృహుడయి, నిరహంకారుడయి, నిర్మమతతో ప్రవర్తించినయెడల చిత్తశాంతి గలిగియుండును. దుఃఖములు వచ్చినప్పుడు వికలతను పొందరాదు. సుఖములు వచ్చినప్పుడు గంతులు వేయరాదు. రాగద్వేషములు కలిగి యుండరాదు. ఈశ్వరార్పణ బుద్ధిగలిగి ప్రవర్తించినచో ఈశ్వరుడు అతనిని పాపములనుండి రక్షింపగలడు—ఇది గీతాసార మనుకొందము. ఇక కథాభాగమంతయు ఈ యర్థమును వివరించుటకే యేర్పడినదని చెప్పవలెను. ఈ కథలో ధర్మవృక్ష మొకటి, అధర్మవృక్ష మొకటి యున్నవి. ధర్మరాజు ధర్మవృక్షమనియు మూలము కృష్ణుడనియు, శాఖలు మొదలగునవి భీమాదు లనియు, దుర్యోధనుడు అధర్మవృక్షమనియు, ధృతరాష్ట్రుడు మూలమనియు, కర్ణ, దుశ్శాసనాదులు శాఖాదులనియు, భారతమునందు చెప్పబడినది. ఇది వ్యాస హృదయము. ధర్మరాజునకు రాజ్యాధికారములేదనియు, దుర్యోధనుని వాదమే సరియయినదనియు వాదించుట మూలగ్రంథమునకే విరోధము రాగలదు. కనుక ఆ వాదము నంగీకరింపరాదు.

ఇక ధర్మమార్గరతులకు అనేకకష్టములు కలుగుచుండును. అధర్మపరులు విజృంభించి నేయేలుదురు. ఆ కథాభాగమే యిందు చెప్పబడినది. పాండవులు ధర్మపరులు. భగవంతుడయిన కృష్ణుని ఆశ్రయించినవారు. నిరంతరము కష్టము లనుభవించినవారు. అయినను ధర్మమును విడువనివారు. అన్నిటికంటె గొప్పకష్టము ద్రౌపదీమానభంగము. ఇది అసాధారణమైన కల్పన. హరిశ్చంద్రుడు సత్యదీక్షకయి ఎన్నో కష్టము లనుభవించి నాడుగాని పత్నీ మానభంగ ఘట్టము ననుభవించి యుండలేదు. నలుడును అంతే. మిగిలినవారెవరికిని ధర్మపరీక్షకయి మానభంగమువంటి ఘట్టము ఏర్పడియుండలేదు. అది ధర్మపరీక్షకు పరాకాష్ఠ. ఆ పరీక్షలో ధర్మరాజు ఉత్తీర్ణుడై నాడు. కారణ మేమనగా అతని చూపు లౌకికము కాదు, పారమార్థికము. ఏవిషయమునుగురించియు మమత్వము పెట్టుకొనరాదు. నదులు సముద్రములో ఉద్వేగముతో చేరుతున్నప్పటికిని సముద్రము నిశ్చలముగా నుండునట్లు సాధకునిమనస్సు ఎట్టి విపరీతస్థితులలోను నిశ్చలముగా నుండు నన్న గీతా బోధయే ధర్మరాజునకు వెలుగుగా ప్రవహించినది. అతని యాచరణమంతయు ధర్మమయమే. ద్రౌపదీని సభకు అవమానించి ఈ ద్యూతమునందు 'అనుపమ దైవయోగహతుడయ్యెనపకృత్యము ధర్మ పంచదండనరుపకాని, ధర్మజుడు దుష్యుడు ధర్మపథంబు తప్ప ద్రొక్కునే' అని చెప్పుచున్నది. తన కష్టములన్నిటికి మూలకారకుడయిన ధర్మజుని గురించి అనే యుట్టభిక్షుర్తలు వెల్లడించి పదే చూచితిరా! 'పాపపుజూదమాడి మమ్ముకష్టపెట్టి విధములుగా బాధించుచున్నావు. కావున నీ బాహువులను కాల్చివేయవలెను' అని ధర్మజుని గురించి భీముడు పలుకగా, 'ధర్మతనూజుంతు దర స్మితప్పిన ధరణీతలంబెల్ల తల్లడిల్లు' అని అర్జునుడతని కోపోపశమనము గావించినాడు.

ద్రౌపది ఒక ప్రశ్నవేసినది.

'...మున్ను దన్నోటువడి నన్నోడెనో, నన్నుమున్నోటువడి నిజంబు, గన్న దన్నోటువడియెనో యున్న వాకు నెరుంగజెప్పుడు దీని పేదరుగుడేని'' అని ప్రాతికామి నడిగినది. ఆ ప్రశ్న సభలోనికి వచ్చినది. కాని ఎవ్వరును పలుకరయిరి. ద్రౌపదిని జుట్టుపట్టుకొని ఈడ్చితెచ్చినారు. మానభంగము చేసినారు. ఎవ్వరును కిమ్మనలేదు. సభాజనులు సమాధానము చెప్పలేరైరిదగు దురని విదురుడు పిలిగొత్తి చాటినాడు. వికర్ణుడు అన్యాయము జరిగినదని పుటంగాకారముగా ఆక్షేపించినాడు. అంతట భీష్ముడు ''అవ్వా! నీ ప్రశ్నంబునకు నుత్తరం బయ్యదియొక్కరుండు సెప్పవలయు, గానివాడు ధర్మసూక్ష్మత యొప్పరికిని నెరుంగ గహనంబు'' అని చెప్పి యూరకుండెను. నిజమునకు ధర్మరాజు ముందుగా తన్నోటువడియే ద్రౌపదినోడ్డి ఓడిపోయెను. తాను ఓడినంతమాత్రాన తన భార్యపయి అస్వత్వము పోయియుండలేదు. కనుకనే ఆమెను పందెము పెట్టి ఓడిపోయినాడు. ఓడిపోయినవెనుక ఆమెకును తనకును సంబంధము లేదు. 'నిర్మమో నిరహంకార స్స శాంతి మధిగచ్ఛతి' అతడు అహంకారమమకారముల నుజ్జగించి కేవలము నిర్మార్గమునే చూచినాడు. భీష్ముండంతటి వాడు ధర్మసూక్ష్మము నెరుంగుటకు ధర్మరాజును మించినవాడు లేడని ప్రశంసించి యున్నాడు. అట్టిది ధర్మ సూక్ష్మము. దానిని వెలువరించుటయే భారత లక్ష్యము. ధర్మపరులగు పాండవులు అధర్మపరులగు దుర్యోధనాదు

(మిగతా 7 వ పేజీలో)

శ్రీ

తుమ్మల సీతారామమూర్తి

రచన: శ్రీ కొల్లా శ్రీకృష్ణారావు

ఇది కారణయుగము. ఏదో గొడవన్న దాని యానుపానులకై విమర్శకు లాడుదురు. అందుచే నేటి విమర్శయము పాశ్చాత్యమై విదర్శనములను వెలార్చు చున్నది. ఒకటి డింత కావ్యమున్లిన మనదేశ జ్ఞానులు విషయములకు జొత్తురు. పాశ్చాత్త్యులట్లుగాక మంచి చెడ్డ లోకములు వాసిన దూచి విడిచి పుచ్చెదరు. తొల్లి తొలి పూతను జాశ్వాత్య లొకేత్తున కాల్చి కొందురు. మనవారు దానిని తొడిమ దాట నీక ఆరిచివేయుదురు. కావున మనలో విషయ విమర్శగల కావ్యములు పెక్కుడయ్యెపించలేదు. దానికిదో దివ్యటి సాకాలిరుని గంటలపై నిల్పియున్నది. నట్టుని చదివపదుకావ్యమును ఒకేత్తున వాకలించు కొనకేరు గదా! కాఫీముగియులోపలనే కావ్యము ముగియవలయును. లేక యుడుకు చల్లారిన గావ్యము పఠించు నోపిక యుండదు. ఇది మన రచయితలు చక్కగా గమనించిరి. వారి యభిరుచుల ననుసరించి రచన సాగించుచుండిరి. దీని మన భాషకు బలుపో! వలుపో! విజ్ఞు లూహింతురు గాక!

పూర్వము గ్రంథరచనకు గొప్ప లక్షణముల నేర్పాటు గావించి రాచబాట వేసియుండిరి. ప్రతి కవిపాంథుడు ఆ మార్గమున పోవలసినదే! ప్రతివాడు ఆ ఫర్లాంగురాళ్ళను, ఆ మైలురాళ్ళను దాటవలసినదే. ఆబాట నుల్లంఘింపరాదు. ఉల్లంఘించినవారలు గెలిచిసెదరు. అందువలన ప్రతికృతియు నేకాకృతి వహించి స్వారస్యమును జిలుకుటకు బదులు వైరస్యమును జిలుక సాగినది. ఇది లాక్షణికుల దోషమా? అర్థము చేసికొనెడి కవుల దోషమా? ఆదరించెడివారి దోషమా? మొత్తముమీద నీ యిరువదవశతాబ్ది పూర్వార్ధాకృతికు రాజమార్గములకు నేటికవులు శృంగాటకములేర్పరచి యుద్ధరి నద్ధరి యుద్ధారమపూరితియిల వెలకొల్పసాగిరి. అట్టివారిలో అభినవ తిక్కన శ్రీ తుమ్మల సీతారామమూర్తిగా రొకరు.

''విశ్వజనీన బోధ్యతాలలిత మందారవృత్తమను కలకవనీయము సంస్కృతిప్రభావిలసితమునైన సృష్టి నెదమెచ్చి'' జాతికి కాన్కయిచ్చిన మహాకవి తెలుగుదనము మూర్తీభవించిన విద్యాఖండలుడు తెలుగు దేశము తెలుగుభాష తెలుగు చరిత్ర తెలుగుప్రజ తెలుగుసంస్కృతి అనినంతనే నాయుడులు పులకరింపరు. ఇతనికు ప్రాణకల్పవిషయము'' అనిన జాతీయవాది. అందువలనే సిరికవితలో జాతీయాభిమానము పరాకాష్ఠ పొందినది. 'తెలుగుకొజ్జల పాదములంత జగమెల్ల విజ్ఞాన మధుపుద్రావిన దినంబు' గలదని పూర్వాంధ్రవైభవము సంభావించి ''నా రాష్ట్రమ్ము గడించి తీరెదను నానాపల్లెముల్ వచ్చినన్'' అని శపథ మూనిదీక్షాతపస్వి ''దీక్షాకంకణముల్ ధరించి జనమున్ దీవ్యద్విద్వేదనాక్షేత్రల్ పొందిరిపోవ ముజ్జగము కంపించంగ లేచెందు నీ దక్షత్వమ్ము కడ్డులే''దని సోదరాంధ్రుల ప్రబోధించిన దేశభక్తుడు.

బహు భాషా సంవేదుల కాలవాలమగు గుంటూరుమండలమున కావూరను గ్రామములో శ్రీ పి. రామమూర్తిగారు 25—12—1901 న జన్మించిరి. తల్లి చెంచమ్మ. తండ్రి నారయ్య. నారయ్యగారి చరిత్రలో ఒక భాగమే ఈ కవి తిలకుడు రచించిన ధర్మజ్యోతి. బ్రహ్మశ్రీ కావూరి శ్రీ రాములుగారి కడ ప్రాథమిక విద్యను పూర్తిచేసిరి. శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, శ్రీ దువ్వూరి వెంకటరమణశాస్త్రి, శ్రీ జాస్తి సుబ్బయ్య ప్రభృతులచెంత సంస్కృతాంధ్రములు నభ్యసించి 1930 న సంవత్సరములో ''ఉభయ భాషా ప్రవీణ''పరీక్షయందు ప్రథమ శ్రేణిలో నుత్తీర్ణుడై దుగ్గిరాల, బాపట్ల, నెల్లూరులలో, అప్పికట్ల ఉన్నతపాఠశాలలో నుద్యోగించి ఈ నాడప్పికట్లలో విశ్రాంతిదీసి కొనుచుండిరి. 1942లో ''అభినవ తిక్కన'' బిరుద ప్రదానము, 1949 లో కనకాభిషేక మహోత్సవము—వీరు ఆత్మకథ శాస్త్రగానము, ఉదయగానము, సత్యోదయ గానము, పరిగపంట, కులు, ధర్మజ్యోతి, అమరజ్యోతి, ఆత్మార్పణము, గీతాంగణము మొదలగు కావ్యాలు రచించిరి.

నాగురుదేవులు 'రసపిద్ధకవీశ్వరా' అనుచు మాచే గౌరవరనము ప్రదానించెడివారు. ఆ యుబవాటుననే శ్రీ సీతారామమూర్తిగారి కావ్యామృతరసము ద్రావజొచ్చితిమి. ఎన్ని పర్యాయము లీ దానితి నని చెప్పను. తిక్కనాది కవుల మేటిబాటల నాక్రమించుకొని కొంగ్రొత్త పోకడల సాహిత్యోపాసన మొనర్చుచున్న యీ మహాకవి కృతులన్నిటిలో 'అమరజ్యోతి' కాలికిపూనవంటిది ఇది యెంత చిన్నకావ్యమో యంత మేలికట్టు మనుటలో విప్రతిపత్తి యుండబోదు ఇది ''నరనరమ్మున జీవనజ్యోత్స్నా సహించను ''సహించనియోగిసత్త్వము''డగు గాంధిమహాత్ముని నిర్యాణగాథ. ఆ దుఃఖావేశమునవీరు వెలిగించిన జ్యోతియే యీ యమరజ్యోతి. ఇందు గవితాతపస్సు సిద్ధించిన దన్న సాహసోక్తి గానేరదు. ఏ విషయమునందెట్లు చెప్పవలయునో యట్టు చెప్పగల నమర్థు డగుటచే వీరిదొక విధమగు నాద్భుతత్త్వము కైలికి బట్టువడినది. కవి సహృదయులగు కావ్యకన్యల నను దృష్టిని భావించును గాని యుండొకటి మిన్న యన్న నంగీకరింపడు విమర్శకుని దృష్టిలో నవియన్నియు మేరాశికి జెందువుగదా! కాళిదాసు ఎన్ని కావ్యములు వ్రాసినను 'కాళిదాసస్య సర్వస్వమభిజ్ఞాన శాకుంతలమ్' అని యనక తప్పినది గాదు.

''ఏ మహల్లా మెచ్చు వెలయింతు గ్రైతులో సముద్రమనము పుత్తుల్లయమ్ముపలె'' వన నీసిరాత్మ కథలో జెప్పి కొనిరి. కాని దానికన్న అమరజ్యోతిలో రచనాసౌకుమార్య మింపుసొంపుల నింపు చున్నది. తిక్కన రసపోభాగ్య ముట్టిపడు పద్యజాలంబులందు బల్లవించినవి' కావ్యం రసాత్మకం వాక్యమ్' అని విశ్వనాథుడు చెప్పిన సూక్తిని పరీక్షకు లెవరాలించినారేమో? ఇందులో గరుణారసము పొంగిపొర్లుచున్నది. చిన్న చిన్న సాంస్కృతిక దేశీయ పదజాలములతో నిండలి శైలి పావికవులకు గొల్ల బంతియైనది. సాసలు దీరిన జాతి రత్నమును గిరావస్తుగ స్వీకరించుటలోనే కవి ప్రతిభ ద్యోతకమైనది. లోకోత్తరమైన యతి ప్రత్తిపు మనోహరము రచన. ఇంకేమి కొదవ? భావావేశము తొంపులుగ మధుర కవితా రసము ప్పుత్రసంపంతుల పాంధ్రభాష ఏదినాటినోలెకాడింపిన యీ కవి మూర్తియ్యు ధన్యుడు.

ఎత్తుగడలో భాషాతత్వము తడిపిన శ్రీ సీతారామమూర్తిగారి సాహితీ హృదయమునకు వీరాజనములు. చెప్పదలచిన విషయమును మూర్తిమంతము జేసి స్పష్టముగ వ్యక్తపరచుటలో అందెవేసినచేయి. విలసిన పదజాలము హృదయమున గుచ్చుకొన్నట్లుగ నున్నది. దేశస్థ శైలి వెలమూటిని మురిపించు టెట్లు? రసతత్త్వ కావ్యనిర్మాణ మెరుగు యుబల్లు మును కవితా శిల్పమున విశ్వతుడని పించుకొని కనకాభిషేక గజారోహణ గండపెండేరాది సన్మానములందిన భాషాకోవిదుడు ''ప్రవాహిని దేశ్యా'' యున్న సూత్రము నాచరణములో పెట్టినవారియున్నది. నాళే జాతీయకవులకు ఎదుర్కొనేదారి తీర్పు ... మూర్తిగారి సూర్యసాత్ర ... ఏదలుచున్నారు ... చూపుచున్నారు.

మెరుపుల మరకలు

శ్రీ త్రిపురనేని గోపీచంద్

(గత ఆదివారం సంచిక తరువాయి)

''వస్తా వస్తా! ఇంకా ఏపనీ చూసుకోలేదు. ఎలావున్నావో చూద్దామని, సరాసరి గదికే వచ్చాను.''

''అలాగే అక్కా. రేపు ఉదయం అక్కడి వివరాలన్నీ చెప్పాలి.''

''అక్కడి వివరాలా? మీ ఆయన వివరాలా?'' అని మళ్లీ హాస్యంచేసింది ఉషారాణి.

''పో అక్కా! నీకు మరీహాస్యం ఎక్కువైంది.''

ఉషారాణి స్నానంచేసి, వంటవాడితో భోజనం పెట్టించుకొని, తన అనగదికి వెళ్లింది. గదిలోకి వెళ్లి గడియవేసుకుని పడుకుంది. కమలాకరం ఏమయ్యాడో ఇంటికివచ్చినప్పటినుంచీ ఆమెకు కనపడలేదు. తనతోపాటు భోజనానికి వస్తాడేమో అనుకుంది. రాలేదు. ఏమయి వటు?

చేతులు పైకెత్తి దిండుమీదకు చేరగిలపడి ఆలోచిస్తూ పడుకుంది ఉషారాణి. ఢిల్లీ నుంచి ఆగ్రావెళ్లి అక్కడ్నుంచి తిరిగి ఢిల్లీ వచ్చేవరకు జరిగిన సంగతులన్నీ ఒక్కొక్కటే ఆలోచించుకుంది. ఒకసారి తియ్యనిదిగా అనిపించింది. తను ఎరిగిన పురుషుల్లో మానసికంగా కమలాకరం తనకు దగ్గరకు వచ్చినంతగా ఎవ్వరూ రాలేదు. మిగిలిన విషయాలు అటుంచి అతని ఆలోచనలు తన ఆలోచనలకు చాలా దగ్గరలో వున్నాయి. అతనికి లోబడినందుకు ఉషారాణి ఏమాత్రం పశ్చాత్తాపం పడలేదు. అతనికి లోబడటం ఏమిటి? తనే అతనిని లోబరచుకొంది. రెచ్చగొట్టింది. వశపరచుకొంది. అందుకు పరిస్థితులు కూడా తోడ్పడ్డాయి. ఆ వర్షమే లేకపోతే ఆహోటలుకు వెళ్ళివుండేవారు కాదు. సరాసరి ఢిల్లీ చేరుకొని వుండేవారు. తృప్తిగా నవ్వుకొని నిద్రపోవటానికి ఒక ప్రక్కకు ఒత్తిగిలింది ఉషారాణి. ఎదురుగా వున్న టేబిల్ మీద ఒక కవరు కనిపించింది. ఎక్కడిదీ కవరు? ఎవరు వ్రాసివుంటారు? పోస్టులో వచ్చిన కవరు కాదది. చించి చూసింది.

గుండె దడదడ కొట్టుకుంది. తనకు శ్రీకాంత్ వ్రాసిన ఉత్తరం అది. ''నేను నీకోసం తోటలో ఎదురు చూస్తుంటాను. వెంటనే అక్కడకు వచ్చి కలుసుకోవలసింది'' అని వ్రాశాడు.

ఎప్పుడు వ్రాసి వుంటాడీ ఉత్తరం? తన గదిలో ఎప్పుడు పెట్టి ఉంటాడు? తను భోజనానికి వెళ్ళినప్పుడై వుండాలి. ఏమిటి ఇంత తొందరగా తనతో మాట్లాడవలసిన పని? ఆమెకు భయం వేసింది. ఇటువంటిది ఏదో జరుగుతుందని హోటల్లోనుంచి కారులో అడుగు పెట్టినప్పటినుంచీ ఆమెకు ఏమూలలోనో అనుమానం ఉంటూనేవుంది.

వెళ్లకపోతే? వెళ్లకపోతే కోపంవచ్చి మరీ గొడవచేస్తాడేమో! ఏమయినా అతన్ని కలవటమే మంచి దనుకుంది. తలుపుతీసుకొని తోటలోకి బయలుదేరింది.

ఆ తోటలో ఒక పెద్ద చెట్టు వుంది. ఆ చెట్టుక్రింద నిలబడి వున్నాడు శ్రీకాంత్. పొద్దుటినుంచీ అక్కడే నిలబడివున్నట్లు వున్నాడు. ఉషారాణి ఒస్తూవుండటం చూశాడు. దగ్గరకు రాగానే, ''నీతో మాట్లాడాలి'' అన్నాడు.

అతను ఏమి మాట్లాడ దలచిందీ ఆమెకు అర్థమయింది. జాలిగా, బాధగా ''ఢిల్లీ వచ్చినప్పటినుంచీ ఒక్కసారి నాతో మాట్లాడావా? నన్ను కన్నెత్తి చూశావా? నువ్వు వస్తున్నావుగదా, నీతో సరదాగా వుండటానికి సెలవుతీసుకొని నేనిక్కడకు వచ్చాను. దానికి నీవు చేసినదేమిటి?'' అని అడిగింది.

ఒక్క క్షణం శ్రీకాంత్ తబ్బిబ్బు పడ్డాడు. ఆమె జాలిగా మాట్లాడే టప్పటికి తను చేసింది, ఇదివరకు చేసినది పొరపాటు అనిపించింది. ''ఇక్కడకు వచ్చినప్పటినుంచీ నీకు ఇతరులతో తిరగటమే సరిపోయె. నాతో మాట్లాడ్డానికే తీరిక లేకపోయె. నన్నేం చెయ్యమంటావు? నీవు ఇతరులతో తిరుగుతుంటే నీకొంగుపట్టుకు తిరగమంటావా?'' అన్నాడు.

''నేను ఎవ్వరితో తిరిగాను. వూరు చూడటానికి కమలాకరంగారితో వెళ్లాను.''

''ఆయనతోనే,'' అన్నాడు శ్రీకాంత్ కోపంగా.

''ఆయనతో వెళ్లటంకూడా తప్పేనా? ఇంత అనుమానమున్నవాడవు పిలవగానే నాతో ఎందుకు రాకపోయావు? నేను ఎక్కడకు వెళ్లినా పద్మ నాతోనే వుందిగదా!''

''పద్మదేముంది? ఒట్టి అమాయకురాలు''.

''అయితే ఏమంటావు? ఇప్పుడు నన్నెందుకు పిలిచావు?''

''కమలాకరంగారి జోలికి వెళ్లకు. నీవు ఏంచేసినా నేను వూరుకోగలనుగాని అమాయకురాలైన పద్మ హృదయంలో చిచ్చుపెడితే మాత్రం వూరుకోను,'' అన్నాడు ఉగ్రంగా.

ఈమాటకు ఆమెకు కోపం వచ్చింది. ''ఏమిటి నీవు మాట్లాడుతున్నది?'' అని అడిగింది.

''నేను ఏం మాట్లాడుతున్నదీ నీకు తెలుసు. కళ్లు మూసుకు కూర్చున్నా ననుకున్నావా నేను. మీరు వెళ్లిన చోటికల్లా పద్మ వచ్చిందంటున్నావే! మీతో ఆగ్రా వచ్చిందా? ఈ రెండురోజులూ మీతో కలిసివుందా?''

''ఆమె రాలేకపోయిందని నీకు తెలుసు''

''ఆమె రాలేకపోతే నువ్వుకూడా మానుకోలేకపోయావా?''

''నేను మరునాడు ఇంటికి వెళ్లవలసినదాన్ని. అదీకాకుండా మానుకోవలసిన అవసరం నాకేమి వచ్చింది?''

''ఆమె లేకుండా ఆమె భర్తతో ఏమిపని పెట్టుకు వెళ్లావు?''

''ఆ సంగతి కమలాకరంగారిని అడుగు.''

''ఆ యన్ని అడగవలసిన పనిలేదు. ఆయనతో ఒంటరిగా తిరిగే అవకాశం దొరికిందిగదా అని వెళ్లావు. అంతేగదూ?'' అని గద్దించాడు శ్రీకాంత్.

కోపంతో ఒణికిపోతున్న అతన్నిచూస్తే ఉషారాణికి జాలివేసింది. ఇంత అధికారాన్ని చెలాయించటానికిగాని, దూషించటానికిగానీ కారణం తనను గాఢంగా ప్రేమించటమేగదా అనుకున్నది. అనునయపూర్వకంగా ''నన్ను నీవిలా మాట్లాడ్డం న్యాయంకాదు శ్రీకాంత్. మనిద్దరం ఇట్లా పోట్లాడుకోవటం ఏమీ బాగాలేదు. ఇన్నాళ్లూ నాతో స్నేహంగావుండి నన్ను అర్థం చేసుకొనట్లు మాట్లాడితే నేనేం చెప్పను?'' అన్నది.

''నిన్ను పూర్తిగా అర్థం చేసుకొబట్టే మాట్లాడుతున్నాను.''

తమ ప్రేమ కలాపానికి ఇది తుది అంకమనే అనుమానం కలిగిందామెకు. ఒక కారణంవల్ల తనూ, వేరొక కారణంవల్ల అతనూ ఎవరికివారు ఒకరికొకరు చాలాదూరం జరిగిపోయినట్లు గ్రహించింది ఉషారాణి.

''ఇక నీతో మాట్లాడి ప్రయోజనంలేదు'' అన్నది.

ఆమె భుజాలు పట్టుకొని గట్టిగా కుదిపుతూ ''చెబుతావా చెప్పవా? ఇవ్వాళా నిన్నా అతనితో నువ్వు వంటరిగా ఏకాంతంగా వున్నావు. ఏం జరిగిందో చెప్పు?''

ఆమెకు కోపం రాలేదు. అతని కళ్లల్లోకి చూస్తూ, ''చెప్పమంటావా?'' అని అడిగింది.

''చెప్పు''

''వరులు చెపుతాను''

ఆమె భుజాలమీదనుంచి అతను చేతులు తీసివేశాడు. ఆమెకి నిజం చెప్పివేయాలనేవింత ఆవేశం కలిగింది. చెప్పి దానివల్ల వచ్చేబాధను అనుభవించటమే మంచిది— అనుకుంది. అనుభవించాలని పించింది.

''ఒక రోజంతా ఆగ్రాలోని కట్టడాలు చూశాం. ఇంకా కొన్ని మిగిలివుంటే ఆనాటిరాత్రి శ్రీకృష్ణ ఎక్స్‌ప్రెస్ వెయిటింగ్ రూమ్‌లో పడుకున్నాం. మిగిలిన కట్టడాలు చూసుకొని ఇవ్వాళ బయలు దేరాం. దారిలో వర్షంవస్తే, వర్షంఆగిపోయే వరకూ ఒక హోటల్లో వున్నాం. వర్షం ఆగి పోగానే బయలుదేరి వచ్చాం''.

''హోటల్లో ఎక్కడున్నారు?''

''ఒక గదిలో''

''ఆ గదిలో ఇంకా ఎవ రున్నారు?''

''ఎవ్వరూ లేరు. నేనూ కమలాకరం, ఇద్దరమే''

''ఎంతసేపు వున్నారు?''

''వర్షం వెలిసేదాకా.''

''అంతే?''

ఆమెకు ఎక్కడలేని చికాకూ కలిగింది. నిటారుగా నిలబడి ''నాలుగు గంటలు'' అన్నది. అంతే. ఇక శ్రీకాంత్ భరించలేకపోయాడు. చెళ్లున ఒక చెంపదెబ్బ వేశాడు. పొత్తికడుపుమీద ఒక తన్ను తన్నాడు. భుజంమీద ఒక గుద్దు గుద్దాడు.

ఆమె అలాగే నిలబడింది. మాట్లాడలేదు. ఏడ లేదు.

అతను పండ్లు పటపటకొరుకుతూ, ''మీ ఇద్దరిమధ్యా...'' అని ఏమో అడుగబోయాడు [illegible].

''ప్రేమకలాపం జరిగింది'' అన్నది ఉషారాణి.

అతను, పైపైకి వెళ్తున్నవాడు హఠాత్తుగ ఆగిపోయి, నిర్విణ్ణుడై చూస్తూ నిలబడ్డాడు. ఆమె చెంపని చెయ్యి పెట్టుకొని వుంది. తాను జరిపిన పశుకృత్యంఅప్పు డతనికి స్ఫురణకు వచ్చింది. తనను గాఢంగా ప్రేమించిన స్త్రీ. తనకోసం సర్వస్వమూ అర్పించిన స్త్రీ. ఒకవేళ తప్పు చేస్తేమాత్రం తా నెవ్వరు శిక్షించటానికి? తన కున్న హక్కేమిటి? కుప్పకూరగా కూలబడికుమిలి కుమిలి రోదించనారంభించాడు.

ఉషారాణి అతనిదగ్గరకు వెళ్లి తలమీద చెయ్యివేసి, ''వూరుకో శ్రీకాంత్.'' అన్నది. ''నేను నీవు విధించిన శిక్షకు అర్హురాలనే''.అన్నది.

అతను ఆమెకాళ్ళను చుట్టుకొని, ''ఆపని ఎందుకు చేశావ్ ఉషారాణీ''? అని అడిగాడు. 'నేను చెయ్యలేదు. నవ్వుతూ నీవు ఏమంటావో అని అన్నాను' అని అంటుందనే ఆశతనికివుంది. అలా అంటే ఆమెమాటనమ్ముదాం అనుకున్నాడు.

''ఎందుకు చేశా నంటే నేను ఏం చెప్పగలను శ్రీకాంత్? చేసినవన్నీ ఎందుకు చేశాను? నీకు తెలియని దే ముంది? నేను చేసిన పనులకు కారణాలు చెప్పలేను. కారణాలు వుంటాయని కూడా నేను అనుకోను. కాని మాట శ్రీకాంత్. నన్ను గురించి నీవు వ్యధచెందవలసిన అవసరం లేదు. ప్రస్తుతం నన్ను నీవు ద్వేషిస్తున్నావు. అలా ద్వేషించడానికి తగు కారణం వున్నదని నేను అంగీకరిస్తాను, కాని నాపట్ల కాస్త సానుభూతి చూపు శ్రీకాంత్. నేను ఎప్పుడయినా జ్ఞాపకంవస్తే నప్పుడు కాస్త మంచిగా భావించు. ఒకప్పుడు నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించానని మరచిపోకు'' అని వెనుతిరిగి ఇంటివైపుకు నడిచింది.

''ఉషారాణీ!'' అని పిలిచి, ఆమెకుఅడ్డునిలిచి ''వెళ్లకు. నీతో మాట్లాడవలసివుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నన్ను క్షమించు. ఉషా.'' అని ఆమెను గట్టిగా కౌగిలించుకో బోయాడు. ఆమె అతని బాహుపంజరమునుంచి నెమ్మదిగా విడిపించుకొని ఇంట్లోకి వెళ్లిపోయింది.

అతను అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఉషారాణిమనసు పూర్తిగా విరిగిపోయిందని అతను గ్రహించాడు. ''ఇక ఇంతటితో అంతమేనా?'' అనుకున్నాడు.

* * *

తెల్లవారి ఉషారాణి, ఆ సాయంకాలంబండికి యింటికి వెళ్లాలనీ, ఈలోగా ఢిల్లీలో వున్న తన స్నేహితురాలిని చూసివస్తాననీ చెప్పి బయలుదేరింది. ఆమెకు సాయంకాలం రైలు టైము అయ్యేవరకూ అక్కడ ఉండటం ఇష్టంలేక ఈ నెపంతో బయటకు వచ్చింది. కాని ఎక్కడికి వెళ్లటం? సాయంకాలంవరకూ ఎక్కడ గడిపేటట్లు? ఆలోచిస్తూనే బస్‌స్టాండు దగ్గరకు వచ్చి నిలబడింది. బస్సుదగ్గర స్త్రీ పురుషులు చాలామంది నిలబడివున్నారు. బస్సు ఎక్కే ఒక అమ్మాయిని రెప్పవెయ్యకుండా చూస్తూ దూరంగా ఒక కుర్రవాడు నిలబడివున్నాడు. అతనికండ్లు కాంక్షను వెదజల్లుతున్నాయి. కాస్త ఎడంగావున్న దంపతులు ఏవో గుసగుసలు పోతున్నారు. అందరితోపాటు తనూ బస్సు ఎక్కింది. అందరినీ ఎక్కనిచ్చి దూరంగా నిలబడియున్న కుర్రవాడుకూడా బస్సు ఎక్కాడు.

తనముందు సీట్లో మొదటగా బస్సు ఎక్కిన అమ్మాయీ, ఆమె స్నేహితురాలూ కూర్చొనివున్నారు. చివరికి బస్సు ఎక్కినకుర్రవాడు బస్సు గేట్లో నిలబడి, ఇతరులకు కనబడకుండా చూడాలనే వుద్దేశ్యంతో ఆ అమ్మాయిని క్రీగంట చూస్తూవున్నాడు.

''కాస్త ఎడమివ్వండి'' అన్నాడు బస్సు కండక్టరు.

ఆ కుర్రవాడు తొలిగాడు. ఆ అమ్మాయి చటాలున వెనుతిరిగి ఆ కుర్రవాణ్ని చూసి మందహాసం చేసింది. ఆ కుర్రవాడు ఎందుకో కోపంగా వున్నాడని గ్రహించింది ఉషారాణి.

బస్సు కదిలింది. ''గేట్లో అడ్డంనుంచున్నారు. లోపలకు వెళ్లండి'' అన్నాడు కండక్టరు, ఆ కుర్రవాణ్ణి ఉద్దేశించి. అనటమే తడువుగా నిలబడివున్న మిగిలినవాళ్ళను తోసుకుంటూ వెళ్లి ఆ అమ్మాయి కూర్చున్న సీటుకు దగ్గరగా గొలుసు పట్టుకొని నుంచున్నాడా కుర్రవాడు.

''నిన్న సాయం కాలం కలుస్తానన్నావు'' అని గొణిగాడు.

''కుదరలేదు'' అన్నదా అమ్మాయి.

ఆ అమ్మాయి స్నేహితురాలికి వాళ్ల ప్రేమోదంతం తెలుసులాగుంది. తలవంచుకొని తనలోతాను నవ్వుకుంటూ వాళ్లసంభాషణ విననట్లు కూర్చుంది.

''నీ కెక్కడ కుదురుతుందిలే?'' అన్నాడు కుర్రవాడు చూచేవాళ్లకి తనలోతాను మాట్లాడుకుంటున్నట్లు కనపడాలనే వుద్దేశంతో అద్దంలోనుంచి కనిపిస్తున్న రోడ్డువైపుకు చూస్తూ.

''నీ కట్లాగే వుంటుంది'' అన్నదా అమ్మాయి కిటికీలోనుంచి బయటకు చూస్తూ.

''రానని చెప్పగూడదూ?''

''రావాలని వుందిగా మరి?''

అంతలో కండక్టర్ వచ్చి ఉషారాణిని టిక్కెట్టు అడిగాడు. ''కన్నాట్‌సర్కిల్'' అన్నది ఆమె. కండక్టరు టిక్కెట్టు ఇచ్చి డబ్బుతీసుకొని 'టిక్కెట్, టిక్కెట్' అని అందరినీ పలకరిస్తూ ముందుకు జరిగాడు. ఆ కుర్రవాడికీ, ఆపిల్లలిద్దరికీ సీజన్ టిక్కెట్లు వున్నట్లువున్నాయి. వాళ్లను అడగకుండానే ముందుకు వెళ్లాడు కండక్టరు.

''ఇవ్వాళన్నా వస్తావా?'' అని అడిగాడు కుర్రవాడు.

''అమ్మకు అనుమానంగా వుంది''

''వుంటే వుండనీ!''

''నీ కట్లాగే వుంటుంది''

''వస్తావా? రావా?''

ఆఅమ్మాయి కొంచెంసేపు ఆలోచించింది. కిటికీలోనుంచి బయటకు చూస్తూ—

''వస్తా.''

''అయిదు గంటలకు వస్తాను.''

''ఎదురు చూస్తుంటాను.''

''మే మిద్దరం కలిసివస్తాం''

ఆమె స్నేహితురాలు అతని ముఖంలోకి చూచి చిరునవ్వు నవ్వింది.

''అలాగే'' అని ఏమీ తెలియనివానికి మల్లే ముందుకు జరిగిపోయాడు కుర్రవాడు.

''నేను ఎందుకే?'' అన్నది ఆ అమ్మాయి స్నేహితురాలు.

''నేను ఒక్కత్తెనూ వెళ్తే చూచినవాళ్లంతా అనుమానపడరూ?''

స్నేహితురాలు నవ్వుకుంది.

ఆ ప్రేమికులమీద అమితానురాగం కలిగింది ఉషారాణికి. సహజమైన అనుభూతులకు ఎన్ని ముసుగులు వేసుకోవలసివస్తుంది! ఈ పద్ధతి వల్ల జీవితాల్లో కృత్రిమత, చేయుదలచని పనులను చెయ్యవలసిరావటం జరుగుతూవుంది. మనుష్యుల్లో వున్న మంచితనం క్రమక్రమంగా కప్పబడిపోతూవుంది. ఏ సంఘంలోనైనా ప్రేమను వెలిబుచ్చుకోవటానికి ఇటువంటి పరిస్థితి తప్పనిసరి అవటం చాలా అన్యాయం అనుకున్నది.

ఈ ఆలోచనలతో కమలాకరం జ్ఞాపకం వచ్చాడు. యథార్థానికి ఆమెమనస్సులో అతను ఎప్పుడూ మెదులుతూనే వున్నాడు. ఉదయం అతనికి ఎక్కడ కనపడవలసివస్తుం దనే భయంతోనే ఆమె తెల్లవారగట్టే ఇంటినుంచి బయటకు వచ్చివేసింది. అతను ఎనిమిది తొమ్మిది గంటల మధ్యగానీ లేవడు. తననుగురించి అతను ఏ మనుకుంటున్నాడో! ఇంకా తన్ను ప్రేమిస్తున్నాడో, లేదో! తనమీద అతను చూపిన మోజు తాత్కాలికమైనదేమో! మాటలనుబట్టి చూస్తే ప్రేమసంబంధాలను అతను సీరియస్‌గా తీసుకున్నట్లు కనపడదు. పైగా పద్మ అంటే అతనికి అమితమైన ప్రీతి. పద్మపట్ల అంతప్రీతిగా వుండేవాడు ఆ నాడు తనకు ఎందుకు లోబడ్డాడు? ఢిల్లీ బయలుదేరినప్పుడు కారులో వారికి జరిగిన సంభాషణ ఆమెకు జ్ఞాపకం వచ్చింది. హావ్‌లక్ ఎల్లిస్ మాటల్లో చెప్పినా అవి అతని భావాలే అనుకుంది.

(సశేషం)

కార్యమపూడి రాజమన్నారు కవి

రచన: శ్రీ అక్కలకోటయ్య

ఆంధ్రదేశమున చతుర్విధ కవితాప్రజ్ఞచే ప్రభువుల మెప్పించి బహువిధసత్కారముల బడసినవారును, అనేక ప్రముఖ నగరములలో శతావధానాదుల నిర్వహించి పండితుల ప్రశంసల నందుకున్నవారును, బహుగ్రంథకర్తలు నగు శ్రీ కార్యమపూడి రాజమన్నారు కవిగారు స్వర్గస్థులై నేటికి నలుబదియైదు సంవత్సరములైనది. కాలగర్భమున మరుగున పడకుండ నీ కవిగారి చరిత విశదముగను ఆంధ్రావనియందు పొందుపరచుచున్నాను.

19 వ శతాబ్ది మధ్యమున విద్యార్జన సర్వజనులకు సులభసాధ్యము కాకుండెను. ఆంగ్లవిద్య అప్పుడప్పుడే పట్టణప్రాంతములయందు వ్యాపించుచుండెను. సంస్కృతాంధ్రముల యందు విద్యాధికు లగువారు బ్రాహ్మణేతరులలో నరుదుగా నుండిరి. అట్టితరుణమున శ్రీ రాజమన్నారుగారు క్రీ. శ. 1846 సం. పరిధావి సంవత్సర ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు గుంటూరు మండలములోని చీరాల గ్రామమునందు పద్మశాలి కులమున జన్మించిరి. వీరితండ్రి కార్యమపూడి చినవీరన్నగారు. వీరన్నగారు గొప్పధనికులు. వస్త్రవ్యాపారమున ప్రసిద్ధి కెక్కి, మద్రాసు, కొచ్చిన్, కళ్ళికోట, కొలంబో మొదలగు ప్రాంతములతో వ్యాపారముచేయుచుండెడివారు. వీరు విద్యాభిమానులు. వీరి యింటివద్ద నిరంతరము పురాణకాలక్షేపము జరుగుచుండెడిది.

వీరికి నల్గురుపుత్రులు ఒక పుత్రిక. కడపటివారు మన కథానాయకులు. కవిగారి అన్నలు ముగ్గురును సంగీత, సాహిత్య, వైద్య విద్యల యందు నిపుణులై యుండిరి. ఈ కారణమువలననే శ్రీ మన్నారుగారికి విద్యాభ్యాసమునకు తగిన వాతావరణ మేర్పడినది. సహజముగ వీరికి చిన్ననాటినుండి విద్యాసక్తితోపాటు భగవద్భక్తికూడ నుండెను. వీరు తను పదియవ యేటనే మదరాసునందున్న బట్టలయంగడికి అన్నగారితోపాటు వెళ్ళి అచ్చటనుండి యెరికిని చెప్పకయే శ్రీ రంగనాథుని సేవించవలయు నను తలంపున శ్రీరంగమునకు వెళ్ళిరి. స్వామిని సేవించుచు భక్తితత్పరతతో కొన్నాళ్ళచ్చటనే యుండిరి. ఈ విషయము తెలిసికొని అన్నగారు తమ్ముని యింటికి తోడ్కొనితెచ్చి చీరాలలోనున్న శ్రీమాన్ అద్దంకి తిరుమలాచార్యులయ్యంగారివద్ద విద్యాభ్యాసము మొనర్ప యేర్పాటుచేసిరి. శ్రీ అయ్యంవార్లంగారి వద్ద కావ్యనాటకాలంకారములు పూర్తిచేసి పత్తెపల్లి గ్రామమున శ్రీ భానూరి లక్ష్మీనారాయణమూర్తిగారివద్ద శబ్దశాస్త్రాధ్యయన మొనర్చిరి.

విద్యాభ్యాసము పూర్తియైన తరువాత వీరు భాగవత సప్తాహము పేరనొక వైష్ణవయాగమును గావించి గురువులగు శ్రీ అయ్యవార్లంగారిచే ప్రేమపురస్సరముగా నొసంగబడిన మకరకుండలములను ధరించిరి. క్రమముగ గ్రంథరచనాకాంక్ష బలీయమై ప్రారంభమున హరిశ్చంద్రచరిత్రమును యక్షగానరూపమున రచించిరి. తరువాత చతుర్విధకవిత్వములలో చక్కని కృషిసల్పి ప్రవీణులై కవితానైపుణ్యమును ప్రదర్శించు శతావధానాదుల గావించి పండితుల ప్రశంసల నందుకొనిరి.

ఆకాలమున పండితకవులెందరు రాజాస్థానములకేగి ప్రభువుల మెప్పించి వారిసత్కారములను పొందుట గౌరవనీయమైన ఆచారమైయుండెను. కవితావిశారదు డగు కవిగారికి అట్టి ఉత్సాహము జనించి 1883 సం. తమ సోదరుడు పండితుడు నగు సుబ్బారాయుడుగారితో కలసి గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలగు సంస్థానాధిపతుల దర్శించి బహువిధావధానకవితానైపుణ్యమును ప్రదర్శించి వారివలన గొప్పసత్కారములను బడసిరి. ఆ తర్వాత పిఠాపురము, కాళహస్తి, కార్వేటినగరము మొదలగు సంస్థానముల ఆస్థానములను దర్శించి కవితావిశేషములచే పెక్కువిధసత్కారముల నందిరి.

రాజమన్నారు కవిగారికి గద్వాలసంస్థానమందు శ్రీ తిరుపతి వెంకటేశ్వరుల ప్రథమ పరిచయము కలిగినది. నాటినుండి వారు, వీరు స్నేహపూర్వకమైన గౌరవాభిమానములతో మెలగుచుండిరి. రాజమన్నారు కవిగారి పద్యములను వీరి ''గుంటూరు సీమ'' యందును, 'వేమవరం [illegible]'' యందును చూడగలము.

వీరు నూజివీడు సంస్థానమున కేగినపుడు సంస్థానాధిపతుల దర్శనమునకు సత్కారమునకు కాలవిలంబన మయ్యెను. ఈ విషయము ఆస్థానవిద్వద్వరేణ్యులగు శ్రీమాన్ మాడభూషి వేంకటాచార్య శతావధానిగారి వలన తెలిసికొని కవిగారికి ఆహ్వాన మంపిరి. ప్రభుసందర్శనము కలిగినవెంటనే ఈక్రిందిపద్యము నాశువుగా చెప్పిరి:

సీ. శ్రీ కాళహస్తి రాట్సోదరుండు పేరాల
వక్కి కర్పించె భూచక్రగొడుగు,
దయ నీశికపురధరణీశ్వరుడు నూట
పదియార్లు, శాలువ బహుమతి నిడె,
రాణించు గద్వాల రాజేంద్రుడు దూస్థాన
కవులతో సమముగ గారవించె,
కార్వేటినగరాధికారి కబ్బముహొంది
దుశ్శాలువ, వరాల దోసె డిచ్చె,
మేటిముగటిమిగుల మాఘవీటిరేడ
దారు మన్ననచేయుగా దగనొ యేమొ
తెలిపినంపుడు మానసుల్ తిరుమాడ
రాజగోపాల శ్రీ అప్పరాయచంద్ర!

ఈ పద్యమును విని రాజుగారు వీరికి శిష్యపరివారసమేతముగా మూడుమాసములకైన ఖర్చును కలాతులసహితముగా నూటపదియారు రూప్యములను యిచ్చి బహూకరించిరి.

వనపర్తి సంస్థానాధీశ్వరియగు, శంకరమ్మగారి వలన కర్పూరతాంబూలములతో సమ్మానము పొంది ''రాజవంశరత్నావళి'' యను సంస్కృతగ్రంథమును తెనిగించి సత్కారమును బడసిరి. ఆత్మకూరు సంస్థానాధీశుని యానతిని ''శ్రీ సీతారామ భూపాల విలాస'' మను కావ్యమును రచించిరి.

చీరాల సమీపమునం దున్న కారంచేడుగ్రామవాస్తవ్యులును, గొప్పభూస్వాములును శ్రీ జాగర్లమూడి చౌదరిగారి ప్రోత్సాహమున శ్రీకారము చేటి మాధవస్వామిపేర శతకమును ప్రౌఢమగు కవితా శైలిలో రచించిరి. వరుసగా శ్రీ అష్టాక్షరి మంత్ర ప్రత్యక్షర ప్రభావము, భావనామునిపూజా విధానము, భగవన్నామభాగవతము, వైశ్యవిజయము, మకరకుండల విజయము, కన్యకాపరమేశ్వరీ దండకము, మూల్పూరు శతకమును నీతిశతకము మొదలగు గ్రంథములను వీరు దింటివరకు రచించియుండిరి. ఇందులో పెక్కు ముద్రితములై యున్నవి.

1902వ సంవత్సరములో వీరు దక్షిణదేశ యాత్ర బయలుదేరి పుణ్యక్షేత్రముల దర్శించవలెననియు, ముఖ్య పట్టణములలో అవధానములను జరిపి కవితా ప్రతిభను ప్రదర్శించవలెనని తలంచి సోదరనిపుత్రు డగు శ్రీ వెంకటకృష్ణకవిగారిని వెంట నిడుకొని కుటుంబసహితులై బయలుదేరిరి. దక్షిణదేశమున చిదంబరము, కుంభకోణము పాండిచ్చేరి, తంజావూరు శ్రీరంగము, రామేశ్వరము, కాంచీపురము, తిరుపతి మొదలగు పుణ్యక్షేత్రములను సేవించుటయేగాక మదరాసు, సేలము, గుడియాత్తము, కాంచీపురము మొదలగు పట్టణములందు అవధానములు గావించి పండితులమన్ననలను పొందియుండిరి. వీరు గావించిన అవధానములలో మదరాసు అవధానము చాల ప్రధానమైనది. రాజధానీనగరమున పండితప్రకాండుల సమక్షమున వారడిగిన క్లిష్టప్రశ్నములను [illegible] చెప్పివారి పొగడ్తల నందిరి. కందుకూరు, సిద్ధవటము మొదలగు ప్రదేశములలో అవధానములు గావించి మూడు సంవత్సరములకు స్వస్థానము చేరుకొనిరి.

తర్వాత ఆంధ్రదేశమునందు నెల్లూరు, మైపాడు, ఏలూరు, పొన్నూరు, ఉప్పూరిపాలెము, మచిలీపట్టణము, కాకినాడ మొదలగు ప్రదేశములలో మొత్తము డెబ్బది యవధానములను గావించిరి. వీరి యవధానవిశేషములు నాటి ''శశిలేఖ'' మొదలగు పత్రికలయందు విపులముగ ప్రకటింపబడుచుండెడివి.

వీరు 1884 సంవత్సరమునుండి కొంత కాలము బళ్ళారినుండి ప్రకటింపబడిన ''సన్మార్గబోధిని'' యను పత్రికకు సంపాదకులుగా నుండిరి.

1897 సంవత్సరమున విజయనగరాధీశ్వరు లిచ్చిన ''సతతము సంతసమొసంగు సత్యవతికిక'' యను సమస్య జామునకాలములో 106 విధముల పూరించి వారిబహూకరణము పొందిరి.

1912 సంవత్సరమున ఆంధ్రసాహిత్య పరిషత్తు వారి యాజ్ఞాపనపై కాకినాడయందు జరుగుచున్న గ్రామ్య, గ్రాంథిక భాషా వివాద సభయందు పాల్గొని వారిసత్కారముల నందిరి. శ్రీ పీఠికాపురాధీశ్వరుని కూడ దర్శించి 'వారి పేరవాకువుగ కొన్ని పద్యములను చెప్పి ''సూర్యరాట్ప్రభుసందర్శనము'' అను పేర వానిని గ్రంథరూపమున ప్రకటించియుండిరి.

1913 సంవత్సరమున శ్రీ మంత్రిప్రగడ భుజంగరావు బహద్దరువారి పుత్రికా పరిణయమున కాహ్వానింపబడి సత్కారమునందియుండిరి. వివాహ సందర్భమున ''హైమవతీ పరిణయము'' అనుపేర ప్రకటింపబడిన గ్రంథములో శ్రీకవిగారి సంగ్రహచరిత్ర కానవచ్చును.

ఈ కవిగారు బ్రాహ్మణేతరు లగుట వలన మకరకుండలములను, పాదుకలను ధరించుటను కొందరు పండితులు ఆక్షేపింపగా వారికి సరియైన ప్రత్యుత్తరముల నొసంగి మకరకుండలాది ధారణార్హతను నిరూపించియుండిరి.

వీరు కేవలము కవితావ్యాసంగమునందు మాత్రమేకాక సంఘసంస్కారమున మిక్కిలి శ్రద్ధాసక్తులు గలిగియుండిరి. తన సంఘమునందలి దురాచారములను పోనడచి, సదాచారసదనుష్ఠానముల పెంపొందించుటకెంతయు కృషిసల్పిరి. శిష్టాచారముల పెంకొల్పుటకూడిను హైందవసంఘమునకు కళంక మాపాదించుచున్న అస్పృశ్యతను తొలగుటకు కులతారతమ్యములకు విముఖులుగా నుండిరి. స్త్రీవిద్యకు కూడ తగినప్రోత్సాహ మొసంగు చుండెడివారు.

ఇంతటి ప్రతిభాశాలియయ్యు కులవృత్తియగు వస్త్రనిర్మాణమున కూడ నిపుణులై కోరిన యక్షరములను, చిత్రములను వస్త్రముల యందమర్చి కళాకౌశలమును ప్రదర్శించుచుండెడివారు.

ఈ విధముగా నీకవిగారు పద్మశాలి సంఘమునందే కాక బ్రాహ్మణేతర సంఘములందుకూడ వేగుచుక్కయై ప్రకాశించి 1915 సంవత్సరము తన అరువది తొమ్మిదవ యేట స్వర్గధామము నలంకరించిరి. రాజమన్నారు కవిగారి ముగ్గురు పుత్రులలో రెండవవారగు రమాకాంతముగారు చీరాల మునిసిపల్ హైస్కూలునందు చాలాకాలము పండితులుగ నుండి పురజనుల గౌరవాదరములను పొందియుండిరి.

శ్రీ మన్నారు కవిగారి గ్రంథములు కొన్ని ముద్రితములయ్యు ప్రతులు లభింపమిచే పునర్ముద్రణమును అపేక్షించుచున్నవి. ఉదారులును, కవితాప్రియులు నగు వారిసహాయమున త్వరలో పునర్ముద్రణ యత్నమును సాగింపదలచియున్నాము. తగిన తోడ్పాటు లభింపగలదని యాశించుచున్నాము.

ఆంధ్ర నాటక రంగం:

నటులకు తగుమైన జీవనం, సముచిత స్థానం లభించాలి

రచన: శ్రీ శంకర శ్రీ రామారావు

ఈనాడు అనిర్వచనీయమైన ఒక నూతన చైతన్యం కళారంగంలో పరవళ్లు తొక్కుతుంది. మనకు తెలియకుండానే ఏదో ఒకవిధమైన క్రొత్త అనుభూతిని మనమంతా పొందుతున్నాం. దాన్ని ఉత్సాహమనండి, కాక ఆనందమేఅనండి, మొత్తం మీద భారత ప్రజాహృదయంలో ఏదో ఒకనవీన శక్తి ఉద్భవించి కదిలిస్తోంది.

పంజరమునుండి విడివడిన పక్షి, స్వేచ్ఛావాతావరణంలో రెక్కలల్లార్చిన తొలిముహూర్తములో అనుభవించే ఆహ్లాదంతో దీన్ని పోల్చవచ్చు ననుకుంటాను. యుగయుగాలుగా పెరిగి, మహోన్నత పర్వతశిఖరాల కెగబ్రాకి, మిన్నందుకున్న భారతసంస్కృతి బానిసత్వం అనే సంకెళ్లలో బిగింపబడి, కృంగి కృశించి నామమాత్రావశిష్టమై, యిప్పుడిప్పుడే స్వాతంత్ర్యసమర పిపీలికచే సేదతేరి తననిజస్వరూపాన్ని స్మరించుకుంటోంది. నేడు జరుగుతున్న ఉత్సవాలూ, విమర్శలూ, సంఘటనలూ ఇవన్నీ దాని చిహ్నాలు మాత్రమే. ఇది భావిభారతశుభోదయానికి నాందీప్రస్తావన. భారతజాతీయసుప్రభాతమున వినిపించు పక్షుల కలకలా రావం.

ఆంధ్రనాటకరంగం ఈ మధ్యకాలంలో చాలా హీనపరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. దీనికి కారణం ఒకటి కాదు అనేకం. ఏ ఒక్క తరగతికి చెందిన వ్యక్తులనూ నిందించటం వలన ప్రయోజనములేదు. పరిస్థితులను బట్టి పరివర్తనలు మానవస్వభావంలో సాంఘికజీవనంలో చిత్రాచిత్రాలుగా కలుగుతూ ఉంటాయి. ఒకానొక పరిస్థితులలో ఒకపని చెయ్యని వ్యక్తి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో వాటికి తట్టుకోలేక చేసేస్తాడు. రాజపోషణలేక, ప్రజాపోషణలేక ఉదరపోషణార్థము బయలుదేరిన తెగ కిరాయి నటులు. కంట్రాక్టు నాటకాల్లో కళాదృష్టి కన్నా వ్యాపారదృష్టి ఒక్కటే దానికి ప్రధానం. అట్టి సంస్థలు ఫలాన్నలికి దారితీస్తాయనుకోవడమనేది పొరపాటు. నాటక కళకు అవి చేసిన సేవ ఒకటే—గుడ్డిలో మెల్ల. నటులకు కడుపుమంట చల్లార్చటం నాటకకళాపూర్తిగా నశించకుండా ఛాయామాత్రంగా, నైనా తరువాతి తరంవారి కందించటం.

మైలవరం మోతే, నాటక సమాజ యుగం స్వర్ణయుగమని చెప్పవచ్చును. కాని అది ఎంతగా నాటక కళను పోషించిందో అంతగా యజమానులను పీల్చి పిప్పిచేసింది. తెనాలి రామ విలాస సభ, బందరు డి. వి. సుబ్బారావుగారి కంపెనీ చాలాకాలం సాగింది. ఆ అమృతబిందువులను ఆంధ్రులకు అందిస్తూ వచ్చాయి. ఇంతలో సినిమాయుగం వచ్చిపడింది. క్రొత్తవింత పాతరోత. పోషణలేని నటులు ఏ కొమ్మ దొరికితే దానికే ఎగబడ్డారు. బళ్ళారి వారు, యడవల్లి వారుఒకరేమిటి? అంతా అందులో కాలు పెట్టినవారే. కాని ఎందువేతనో ఆంధ్రనాటకరంగానికి నాయకమణులైన ప్రతిభావంతులు సినిమారంగంలో అంతగా రాణించలేదు. ఈ విషయం బళ్ళారి రాఘవాచార్యులుగారిని నేనొకసారి ప్రశ్నించాను. వారు అప్పుడే ''ద్రౌపదీ మానసంరక్షణ' అనే పిక్చరులో నటించివచ్చారు. అది ఫెయిల్యూర్ అని అంతా అప్పట్లో అనుకుంటున్నారు. గుడివాడలో రాఘవాచార్యులవారికి సన్మానం జరిగింది. నే నడిగిన ప్రశ్నకు సమాధానంగా వారిట్లు చెప్పారు:

''సినిమారంగం అనేక 'మెకానికల్ డివైసెస్' మీద ఆధారపడిఉంది. 'ఏమోషన్'కి అక్కడ అంతగా స్థానంలేదు. నాటకరంగస్థలంమీద మాత్రమే అది సాధ్యం. సహజ ప్రతిభావంతులైన నటులు తమశక్తులను సంకుచితపరుచుకోవలసివస్తుంది'' అన్నారు.

నాటకరంగంలో అగ్రస్థానం అలంకరించిన నటులు సినిమారంగంలో ద్వితీయ, తృతీయ శ్రేణులలో ఉండటం మనంచూస్తున్న విషయమే. దీనివల్ల తేలిన సారాంశమేమంటే సినిమా తాత్కాలికంగా నాటక రంగాన్ని దెబ్బకొట్టినా ఆ రెంటికీ కూడా కళా ప్రపంచంలో స్థానమున్నదని, రెండింటికీ రెండు రకాల నటనా శక్తులూ అవసరమనీ, ఒక దానికి ఒకటి శత్రువుగా పరిగణించవలసిన అవసరం లేదనీ, రెండు రంగాలూ కూడా పరస్పర సహకార సహాయాలతో పురోగమించవచ్చునని రెండు దశాబ్దాలఅనుభవంతో మనకు లభించిన జ్ఞానమిది. ఈ సంగతి యిప్పుడిప్పుడే ప్రచారంలోకివచ్చి ''ఇక నాటకాలు నశించిపోయాయి.'' అనే నిస్పృహనుండి మనసు లేవనెత్తుతోంది. దీని ఫలితమే ఈ చర్చలు. విమర్శలు. నాటకరంగాన్ని మళ్ళీ పునరుద్ధరించిపైకి తీసుకురావాలనే ఆవేదనే దీనికికారణం.

నాటక కళ ఈనాటిదికాదు. బహు ప్రాచీనమైనది. బహుముఖాభివృద్ధి చెందినది. బహుభాషా సాధనములువాటిల్లినది. ఇది కవి హృదయమునకు ప్రజాహృదయమునకు మధ్య నొలికిపోసువంటిది. కవి తన భావాలను సంఘశ్రేయోభిలాషియై నాటకాల ద్వారా ప్రజల కందిస్తాడు. నటుడు రసవత్తరముగా నటించి మెరుగులు దిద్దుతాడు. సంఘంలోని కుళ్ళును సోదాహరణంగా తీసి చూపి మానవజీవితాన్ని కళ్యాణ కరమైన మార్గంలో నడిపించే బాధ్యత కవి తనమీద వేసుకుంటాడు. అందుకనే నాటకానికి ప్రథమ సోపానం సుకవి రచితమైన చక్కని నాటకం కవి హృదయాన్ని అర్థం చేసుకొని రసపోషణచేయగల నటుడు, సుహృదయశ్రోతృబృందం మిగతా పరికరాలు.

ఆదర్శనాటకాలు లేకపోవటి, వ్రాసే కవులే కరువైపోయారని నటులు అనటం, అసలైన నాటకం వ్రాస్తే ప్రదర్శించేవాడే లేడని కవులు అనటం పరిపాటయి పోయింది. నాటకాలు లేవని గాని వ్రాసే ప్రతిభాశాలురు లేరనిగాని అనటం సమంజసంకాదు. సరియైన నటనా కౌశలం గలవారు లేరనటం కూడా అంత సబబుకాదు. ప్రతిభావంతులు ఎప్పుడూ వున్నారు. ఉంటారు. అన్ని రంగాలలోనూ ఉంటారు. కాలంలోని మార్పు, వాతావరణంలోని మార్పు వారిలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. దానిని బట్టే వారివారి రచనలు కూడా ఉంటూ ఉంటాయి.

ఇంగ్లీషువిద్యవల్ల, పరిపాలనవల్ల మన కీమధ్య కాలంలో పాశ్చాత్యులతాకిడి బాగా తగిలింది. దానితో జీవితపు విలువలు కొంత మార్పు చెందాయి. ఒకనాడు మనం తప్పు అనుకున్నది ఈనాడు మనకు ఒప్పుగా కనిపిస్తున్నది. విజ్ఞానాత్మకమైన యుగంలో ప్రపంచం పడుస్తోంది. భారత జాతీయత ఈ సుడిగుండాల్లో పడి వికాకుపడుతోంది. తననుతాను తెలుసుకొందుకు పునః ప్రయత్నం చేస్తోంది. ఈ బాధంతా రచనల్లో కనిపిస్తోంది. యుద్ధాల ప్రభావం, సినిమాల ప్రభావం నాటకరంగంమీద, నాటక రచనలమీద బాగా పడింది. పూర్వం నాటకాల్లో నటు లంతా స్వర ద్రావులు. కాస్త కూస్త సంగీతజ్ఞానం కలవారు. సినిమారంగానికి ఇవేవి రెండూ అవసరం లేదు. ప్లే బాక్ ఉండనే వుంది. మేకప్‌తో కోతిని నాతి చెయ్య వచ్చు. సినిమాలో ఉన్నఆకర్షణ, అర్థికోన్నతి నాటకరంగంలో లేవు. అది లక్ష్యంగా దీనిలో అడుగుపెట్టిన వా రనేకు లున్నారు. [illegible] రానివారు ఎక్కువకావటంచేత గద్యనాటకాలు బయలు దేరాయి. [illegible] ప్రజల్లో తగ్గినందువల్ల నాటకాలు [illegible] వలసి వచ్చింది. స్త్రీలు [illegible] ష్టేషన్ కావటంవల్ల, వారిని తేవటం కష్టమైనందువల్ల, స్త్రీపాత్రలులేని నాటకాలు ఒక నలుగురైదుగురు నటులతోనో నడిపిచేసేటి నాటకాలు వ్రాయటం సర్వసామాన్యమైపో [illegible] భాషావిషయంలోకూడా ఇలాగే పరివర్తన జరిగింది. గ్రామ్యభాషావాదం బలంపొందుతున్న సమయంలోనే సినిమావచ్చి దాన్ని తప్పున అంతఃలో పెట్టేసింది. ''నాటకాలు'' కూడాఆ నరవడిలోనే వ్రాయక తప్పలేదు. అతి ఉదాత్తమైన కథా వస్తువులతో నాటకరచన సాగేది. సుఖాంతమేగాని ట్రాజెడీ మన సంప్రదాయం కాదని పూర్వ కవులు వ్రాసేవారు కారు.......పడమటిగాలి ఆ నమ్మకాలను తొలగించి ట్రాజెడీకి దారితీసింది. సామాన్యమానవజీవితంలోని విషయాలు కథావస్తువు లయినాయి. తీరికలేని నేటి జీవితవ్యవహారానికి అనుగుణంగా చిన్నచిన్న నాటకాలు బయలు దేరాయి. ఇప్పుడున్న సమాజాలు కూడా చాలా భాగం ఔత్సాహికసమాజాలు. వీటిలోని సభ్యులు భుక్తికోసం మరోవృత్తిని సేవిస్తూ, విచ్ఛికంగా నాటకకళను తీరికవేళల చేబట్టి ఆరాధిస్తుంటారు. కనుకనే నాటకాలు వీరికి అభిమాన పాత్రములైనవి.

ఈ విధంగా కాలపరిస్థితులనుబట్టి ఆంధ్ర నాటకరంగం అనేకమార్పులు చెంది ఇప్పటికీ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వదృష్టి ప్రజాదృష్టికూడా దీనిమీదకు ప్రసరించింది. ఇది శుభసూచకమే! నాటకాలు ఎలా వుండాలా? అని మనం బాధపడనక్కరలేదు. నేటిమనదేశస్థితి మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోనేవుంది. ప్రజారాజ్యం ఏర్పడింది. ఈ సాధనలో మనం మనను ఉద్ధరించుకోవచ్చు. సాధించుకోవచ్చు. ఎవరిని వారు ఉద్ధరింపవలెనికదూ! గీత చెప్పింది. పరాధీనశృంఖలాలు తెగిపోయాయి. కాబట్టి ఆ పాటలు, ఆ పద్ధతులు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనపురోగమనానికి అడ్డు తగిలేవి స్వార్థము, ద్వేషము, పర వ్యామోహము, సంఘంలోని దురాచారాలు, మూఢనమ్మకాలు. వీటిని ఎదుర్కొని సంఘాన్ని సుభ్రపరిచే రచనలు కావాలి. అవి చక్కగా ప్రదర్శించే నటీనటులు కావాలి. శాశ్వతమైన జీవితపు విలువలను పునర్నిర్మాణం చేసే పవిత్రగతిని పొగాలి. గద్యమైనా పద్యమైనా, గ్రామ్యమైనా, గ్రాంథికమైనా, ప్రజాహృదయాన్ని [illegible] ఆకర్షించేవిగా ఉండాలి. ఇదే మన ప్రస్తుతకర్తవ్యం. కవులు, నటులు, ప్రభుత్వ ప్రజలు నిర్మాణాత్మకమైన దృష్టితో దీనికి పూనుకోవాలి. ధర్మదేవతను సత్యదేవతను పునః ప్రతిష్ఠ చేయాలి. భారతదేశం ధర్మక్షేత్రమని యావత్ప్రపంచానికి ఋజువు చెయ్యాలి. ఈ ధర్మరథానికి కవులు కళ్లెం పట్టాలి. నాటకరంగం దీనికి రాచబాట కావాలి. నటులు గుర్రాలు అవ్వాలి. ప్రభుత్వ [illegible] ప్రజలు ధర్మ పతాకను ఎగురవేయాలి.

ఈ విషయంలో కొన్ని సూచనలు ఇస్తున్నాను.

1. ప్రతి పట్నంలోనూ పల్లెలోనూ అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా అందమైన రంగస్థలం నిర్మించాలి. ఇది సంగీతసాహిత్య నాటక చిత్రలేఖనాదికళలకు, ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక కార్యక్రమాలకు ప్రధానకేంద్రంగా ఉండాలి. దీని కై ప్రభుత్వమూ, లోకల్‌బోర్డు, [illegible] చెరిసగం భరించి దీని పాలకవర్గం రాజకీయాలకు అతీతంగా వివిధకళాభిజ్ఞుల ప్రాతినిధ్యం కలిగి ఉండాలి.

2. నాటక రచయితలు అవినీతికరమూ జుగుప్సాకరమూ అగు నాటకాలు వ్రాయటం మానాలి. నైతికదృష్టితోనిండిన రచనలు [illegible] పరస్పరద్వేషము రెచ్చకొట్టే రచనలకుస్వస్తి చెప్పాలి. భారతీయ సంస్కృతి సర్వమానవ ప్రేమపై ఆధారపడియున్నదని గ్రహించి రచనలు బొత్తిగా పేలవం కాకుండా నడిపాలి. మానవహృదయంలోని రాక్షస ప్రవృత్తులను రెచ్చకొట్టకూడదు. రసపోషణకు సరిపడే తావుల్లో పద్యాలు, పాటలు వాడవచ్చు. వానిని నిర్బంధించవలసిన పనిలేదు. నాటకం మూడుగంటలకు మించకపోవటంమంచిది. ఈనాటి జనజీవితానికి అనుగుణంగా ఉంటుంది. పదిగంటల నాటకాలు మాని సాయంత్రం 6-30 కు ప్రారంభిస్తే మంచిది.

నటులు కాస్త కూస్త సంగీతం కూడా తెలిసి, భరతశాస్త్రం కొంచెమైనా తెలిసి, [illegible] అర్థంచేసుకొనగల సాహిత్యజ్ఞానం కలిగి, ప్రతిభావంతులై ఉండటం చాలామంచిది. [illegible] పెట్టుకొనికీతగినకృషి, ఆకృషికి కావలసినశిక్షణకేంద్రాలు, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎవరుపడితేవారు స్టేజీమీదకు వచ్చి కళను ఖూనీ చెయ్యకూడదు. దీనిని కొంత నిబంధించి కళను ఉన్నతస్థాయిలోనికి తీసుకువెళ్ళాలి. భారతీయ సంప్రదాయంలో సంగీతానికి, నృత్యానికి, సాహిత్యానికి, చిత్రకళకు, అవినాభావసంబంధమున్నది. దీనిని విచ్ఛిన్నం చెయ్యటం మంచిది కాదు. తెనుగు భాషకు పద్యమంత హృద్యమైన నరవ మరొకటి

(మిగతా 7 వ పేజీలో)



సంస్కృతభాష ప్రాముఖ్యం

(గత ఆదివారం సంచిక తరువాయి)

గత శతాబ్దమునుండి బుల్గానిన్, క్రుశ్చేవులతో పాటు వచ్చిన సోవియెట్ వ్యవసాయశాఖా ప్రతినిధులలో ఒకరు ప్రకటించిరి — ''తాను గడచిన తొమ్మిది రోజులలో మాతృభాష రష్యన్ భాషాపదములకు సమానమైన సంస్కృత పదములను 800 వరకు గుర్తించితి ననియు, అర్థ భావములుకూడ సరిపడియున్నవనియు ప్రకటించెను.

మరియు వారితోపాటు వచ్చిన అధ్యక్షులు: '' ఒక్క నెహ్రూగారి హిందీ ఉపన్యాసములో లభించిన పదములను మనకును వారికిని సమానములను ఎత్తిచూపెను.

ఆహా! సంస్కృతభాషామహత్వమెట్టిదో గమనించితిరా? దేశదేశములకు మనకు భాషా బంధుత్వము నేర్పి తీర్చి మనుష్యులపై భాతృత్వము స్థాపించు సంస్కృతభాష ... ఈ సందర్భములో రష్యనుభాషకును — మన సంస్కృత భాషకును గల సంబంధము ... గమనింపదగినది.

పదముల సారూప్యము

సంస్కృతము	రష్యన్	తెలుగు
కదా	కగ్దా	ఎపుడు
తదా	తగ్దా	అప్పుడు
అన్యదా	ఇనోగ్దా	వేరొకప్పుడు
బహిః	బియోష్	బయలు
వినా	వినే	లేకుండ
ద్వార్	ద్వేర్	ద్వారము
శ్రు	స్లూష్	శ్రవణము
అస్	ఎస్	అశనము
జ్ఞా	జ్నా	జ్ఞానము
లిహ్	లిజ్	లేహ్యము
కి	కి	కుట్టు
దా	దా	దానము
పి	పి	పానము
స్థా	స్తా	ఉండుట

వాక్యముల సారూప్యము

సంస్కృతము:—''ఏతే ద్వే మదీయే స్వసారౌ, తే ఉభే త్వదీయే స్వసారౌ''

రష్యన్‌భాష:—''ఏతి ద్వే మయి స్వెస్ట్రీ, తే ఉబే త్వయే స్వెస్ట్రీ''

తెలుగుభాష:—''వీరు ఇద్దరు నా తోబుట్టువులు, వారు ఇద్దరు నీ తోబుట్టువులు.''

సంస్కృతము: ''అకేటక! త్వాం పితం అస్తి? నైతత్?''

రష్యన్‌భాష: ''అకేటినీకి! త్వి పిత్వి పిషి? న్యేత్?''

తెలుగు: ''ఓ వేటకాడా! నీవు మాంసము తింటావా? లేదా?''

వైదిక సంస్కృతము: ''జీవేయమ్ శతం శరదః, ప్రబ్రవామ్ శతం శరదః''

రష్యన్‌భాష: ''జియోమ్ శతో గదొ, గ్వవ యూమ్ శతో గదొ''

ఈ పోలికలు (శ్రీ దుర్గాప్రసాదశాస్త్రి — 'ప్రజామత'నుండి ఉద్ధరింప బడినవి.

చూచితిరా! రష్యన్ — సంస్కృతభాషాపొత్తు!

ఆహా! సంస్కృతాంధ్రములకన్న నెక్కువ సంబంధబాంధవ్యము కన్పట్టుచున్నది. ఇది అత్యద్భుతము కాదా?

ఇట్లు ప్రపంచభాషలన్నిటితో సంబంధ బాంధవ్యములను సమకూర్చిపెట్టు సంస్కృతభాషను విడనాడుకొని ప్రపంచభాషలకు మన దేశభాషలు దూరమగుట మంచి దనగలమా?

ఇట్టి సంస్కృతభాషను ఈనాటివరకు అనుశ్రుతముగ హృదయమందును, కంఠమందును, ఆచరణలోను నిలుపుకొని తమప్రాణములకన్న నెక్కువగా సంరక్షించుకొని వచ్చిన పూర్వ మహర్షులు మన కెంతయో వంద్యులు.

మరొకవిషయము:— ఇండో—యూరపియన్ భాషాశాస్త్రసిద్ధాంతములబట్టి విచారించినచో సంస్కృతముతోడి చుట్టరికము యూరప్‌ఖండ భాషలకు అభేద్యమై యున్నది. కనుకనే యూరప్‌ఖండ భాషలకు తల్లియనియు, గ్రీకు రోమన్ భాషలకు మూలమనియు సంస్కృత భాషను పైయందరౌర ముఖ్యగు పాశ్చాత్య భాషావేత్తలే వేనోళ్ల పొగడిరి. పెక్కుభాషలందలి శబ్దముల రాదుక చూడవలెనన్నచో మన కిష్టమైనను కాకున్నను సంస్కృతభాషలో మునిగియే చూడవలెనని భాషాశాస్త్రవాదులు వాకొనుచున్నారు.

ఇకను లిపి విషయ మాలోచింతము. రోమన్‌లిపివలె సుకరముగ దేవనాగరలిపి వ్రాతకును అచ్చుపనికును లొంగ దనుట సత్యమే. కాని రోమన్ లిపియు సమగ్రమైనది కాదు. పలుకుబడిలో నున్న ధ్వనులన్నింటికి పరివ్యాప్తమగు లిపిలేని దోషము అందు గలదు. కనుక నిపుణులు పరిశీలించి దేవనాగరమును సంస్కరించుట యుక్తమగును. సౌకర్య మున్నచో రోమనులిపినే సంస్కరించియుపయోగింపుటయుతప్పుకాకపోవచ్చును.

సంస్కృతభాష పఠనము బహుకష్టభూయిష్ఠమని యొక కింవదంతి కలదు. ఆంగ్లమంతకు తక్కువైనదా? హిందీని సమగ్రముగ నేర్పవలెనన్నచో ఇటు పర్షియన్ సాంప్రదాయములు, ఇటు అరేబియన్ మర్యాదలు, వేరొకవైపున సంస్కృత సాంప్రదాయములు తెలియవలెనుగదా!

సంస్కృతభాషా పఠన పాఠనవిధుల కొంతవరకు సంస్కరించి అందరి అపారపారవ్యతమును, అందరి శాస్త్రములను కొద్దికాలములో పఠింపవనువుగురితి నిటీవల దయానందమహర్షి సూచించెను. ద్వివచనము సంస్కృతమునుండి యెత్తివేయుట మంచిది. అవుడు శబ్దములలో మూడవవంతు గుర్తుంచుకొను బాధతొలగును. మరియు ధాతువులకు పది లకారములు అనవసరము. భూత భవిష్యత్ వర్తమానములకు మూడు లకారములు, విధ్యాశీరాదులకు మరి రెండు లకారములు సరిపోవచ్చును. ఆత్మనేపది — పరస్మైపదములం దొకటిమాత్రమే చాలును. ఇట్లు సంస్కరించినచో ఒక్క ధాతువునకు ముప్పది రూపములు మాత్రమే చదువవలెను. సంస్కరింపకున్నచో నూటయేబది రూపముల వల్లెన వేయవలసి యుండును. ఇట్లే దశవికరణుల విషయమై కూడ సంస్కరింపవచ్చును. ఈ ప్రకారముగా తగు పండితప్రకాండులచే సంస్కరింప గలిగినచో సంస్కృతము చాల సరళమైనది. ఆ నాడు సంస్కృతభాషాసరళమంత సుకరముగా నేర్వవలయు నుండుపోదు. అప్పుడు వ్యాయవాదులు వ్యాయవాదివతులు, తదితర అధికారివర్గము చాల స్వల్పకాలములోనే సంస్కృతములో వ్యవహరింపగలరు. అట్లుగాకున్నను ప్రస్తుతమున్న పద్ధతులలోనైనను సంస్కృతమును నేర్చుట కష్టము కాదు. పరీక్షింపదలచినవారే సంస్కృతపరపున నైనను పరీక్షింపవచ్చును. ఒకభాష వచ్చినవారికి మూడేసి మాసములుగా రెండు భాగములుగా నేర్పినచో సంస్కృతభాషలో చక్కగ వ్యవహరింపగలుగునట్లు చేయవచ్చునని నా నమ్మకము. ఒకసారి తొమ్మిది సంవత్సరముల వయస్సుగల అమ్మాయికి ఒక్క సంవత్సరమే సంస్కృతము నేర్పగా తెనుగులోవలె సంస్కృతమున మాట్లాడగలిగెను. ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ యమ్మాయిని శ్రీ కాశీ కృష్ణమాచార్యులవారి సన్నిధికి తీసికొని వెళ్ళిరి. వారితో సంస్కృతములో మాట్లాడగలిగెను, ఆపిల్ల. ఇది నా యనుభవములోని సంగతి.

ప్రాచీన భారత వైజ్ఞానికులచేత సామాన్య భాషగా సంపాదింపబడిన సంస్కృతమునందు ఏ శాఖ చూచినను, అపారత్వ ముండె నని చెప్పినను అక్షరాలా నిజము. సంస్కృత సాహిత్యమునకు తులతూగు సాహిత్యమే ప్రపంచమందు కలదు ? అందు అపారముగా పెరిగిన అలంకారశాస్త్రము సరిరియే లేదనవలెను. శాకుంతలము, ఉత్తరరామచరితము వంటి ఉత్తమ నాటకములకు కొరత లేదు. మేఘసందేశాది ప్రబంధకావ్యములకు అంతమే లేదు. నిత్యజీవితములలో ఏర్పడిన ధర్మములకు నిలయము. రామాయణ, భారతాది పురాణములకు పుట్టినిల్లు. తర్కమైన వేదాంతశాస్త్రములకు ఆటపట్టు. పదిరకములైన నాటకములు, పదిరకములైన నాటకోపజాతులే భాషయందు విలసిల్లెను. కథలు, కథానికలు, ఆఖ్యాయికలు, చిత్రకథలు, ఖండ్రికలు మొదలైనవాని కంతమే లేదు. అభినయ శాస్త్రమునకు ఆధారము— భరతనాట్యమునకు పుట్టినిల్లు—సంస్కృతమే కదా? ధర్మశాస్త్రమునకు దాత, వేదాంతమునకు పెట్టినది పేరు, ఆయుర్వేదము, రసాయనిక శాస్త్రము, నక్షత్ర శాస్త్రము సంస్కృతమునందు దున్నతస్థాన మందుకున్నవి. కళావాఙ్మయము చతుష్షష్టికళలకు ఆకరమయినది. కామశాస్త్రమునకు మూలము. శిల్పము వాస్తులను గురించి చెప్పవలసిన పని లేదు. శుక్రనీతి, చాణక్య రాజనీతి, మున్నగు రాజకీయ శాస్త్రముకూడా సంస్కృతమునందే పెరిగినది.

రచన:
విద్వాన్ కోగంటి రాఘవయ్య

ఆధునిక విజ్ఞానమంతయు ఆంగ్లమునం దున్న దనుట సత్యమే. కాని ఆ విజ్ఞానము కొఱకై మన జాతిని, మన భాషలను మన సంస్కృతిని నశింపచేయుట మంచిదా ? మాతృభాష యందున్నవిజ్ఞానము తరతరములవరకు మనజాతి కుపయోగపడును. కావున పరభాషలందలి విజ్ఞాన విశేషముల నెంత నేర్చించి యైనను అనువదింప జేసుకొనుట మంచిది. పరభాషయందున్న విజ్ఞానము ఆ భాష చదువుకున్నవారికే ఉపయోగపడును. మాతృభాషలోని విజ్ఞానము ఆబాలగోపాలము ఉపయోగపడును.

సంస్కృతభాష మనదేశభాషలన్నింటికీ మాతృభాష యగుటచేతను, లేక పోషక మగుటచేతను దాని పఠనము మన కనివార్యము. ఇంతియే కాక సంస్కృత భాషలోని గాంభీర్యము, దాని సౌకుమార్యము, దాని అర్థవత్త, దాని నిర్మాణము అందలి లోతుపాతు లెరిగినవారగుటచేతనే మన పెద్దలు కొందరు సంస్కృతమే మనకు సామాన్యభాష కావలె ననిరి. ఇంతమాత్రముచేత సంస్కృతములోని మూఢాచారాదులకు తలయొగ్గితిమని భావింపకుడు. అట్టివి ఈ నాటి సాంఘిక పరిస్థితులను బట్టియు, మానవులలోని పరస్పర ద్వేషములు నిమిత్తముగా నేర్పడియుండును. అవి భాషాదోషములు కావు. వానిజాడ బెదిరి సంస్కృతమే పనికిరాదనుట వివేకమా? ఎలుకలను చూచి, యింటికి నిప్పంటించుటవంటిదే యుండును.

మూడు వంతులకు పైగా సంస్కృత పదజాలములతో నిండి నిబిడీకృతమయిన మన దేశభాషలు మృతభాషలను నెపముతో సంస్కృతమును త్రోసి రాజన్నచో అవియుకూడ మృతములు కావలసినవేకదా ? సంస్కృతముతోడి పొత్తు కుదిరినప్పుడేకదా మనభాషలుకూడ అమృతము లగుచున్నవి. ఇట్లు జీవమిచ్చి అమృతముల గావించియు, పరస్పర సంబంధ బాంధవ్యములు పెంచియు తనఒడిలో నుంచుకుని దేశభాషలకు పుష్టిని తుష్టిని యిచ్చు మాతృదేవి సంస్కృతభాషను విడనాడినచో ఆంధ్రులకు బెంగాలీ లెవరు ? వారికి మహారాష్ట్రు లెవరు? వారికి కన్నడులేమగుదురు ? వీరికి హిందీభాషీయులకు సంబంధమేమి ? ఒకటిగా నుండవలసిన సంబంధమేమి ? ఆనాడు అందరును పరస్పరము పరదేశీయులే గదా! భారతీయుల ఏకసంస్కృతి, ఏకజాతీయత అడుగంటును గదా! ఇంతవరకు తల్లిగా తానుండి అన్నదమ్ములవలె, అక్కచెల్లెళ్లవలె నున్న దేశభాషలను పోషించుచున్న దీ సంస్కృతభాషయే. ఈభావము ముస్లిముల పరిపాలనలో కొంతయు, ఆంగ్ల పరిపాలనలో మరికొంతయు సన్నగిల్లి ద్విజాతిసిద్ధాంతముతో పాకిస్థాన్ ఏర్పడెను. నేడు మన కాంగ్రెసు వారి పరిపాలనలో అన్యదేశ భావమింకను పెరిగి పెద్దదై ద్రవిడస్థాన్, కన్నడస్థాన్, వంగస్థాన్, పంజాబీసుబాస్థాన్, అస్సామిస్థాన్, నాగస్థాన్ మున్నగురీతిగా దేశము భిన్నాభిన్నము కానున్నది. ఇది కాంగ్రెసు పెద్దలు స్నేహాతిశయమున గుర్తింపలేకున్నారు. చూడుడు. బ్రిటిషువారి పాలనలో తెలుగు—సంస్కృత పండితులకు కొరతలేదు. సంస్కృత పాఠశాల—కళాశాలలో విద్యార్థులకు కొరత లేదు. నేడో పండితులు లేక ఆ పదవులు ఖాళీగా ఒక్క గుంటూరుజిల్లాలోనే కొన్నిపదుల స్థానములో గలవు. మరియు ఆంగ్లపాలనలో లేని ఇంగ్లీషు క్వాలిఫికేషను మన స్వదేశీప్రభుత్వములో పండితులకు కావలసియున్నది. తెలుగు చెప్పుటకును, సంస్కృతము బోధించుటకును మనకు కావలసినవి మన భాషాభిరుచులు కావట. ఆంగ్ల బిరుదులు కావలెనట. అహో! ప్రభుత్వములో నున్నవారును (శ్రీకల్లూరి చంద్రమౌళి, గోపాలరెడ్డి మొదలగువారు సంస్కృతాభిమానులే.కానిజరుగుచున్నది దేశభాషలకును, వీని మాతృదేవి సంస్కృతమునకును తీరనినష్టము. ధ్యానలలోని దారంబు మాద్కి సంస్కృతము నాధారపరచుకొని దేశభాషలనెడి మణులను గుదిగ్రుచ్చిన రత్నహారమనెడి విద్యావిశాలికను దేశమాతకంఠమునలంకరించ జేసినవారే మనదేశముయొక్క అఖండత్వము, ఏకసంస్కృతి, ఏకజాతీయత మనకు సుస్థిరమగును. లేకున్నచో దారము తెగిన మాలలోని రత్నాలవలెనే మనదేశము ఛిన్నాభిన్నముగును సుమా!

ఇదే విషయమును మరొకదిడముగా నాలోచింతము. సంస్కృతమును బ్రాహ్మణభాషయని కొందరు త్రోసిరాజనుచున్నారు. అది తప్పు. సంస్కృతములోని అష్టాదశ పురాణములను, బ్రహ్మసూత్రములను రచించినదెవరు? వ్యాసుడెవరు? పల్లెకాని కొడుకు. అతినాయణము రామాయణము రచించిన ఆదికవి వాల్మీకి యెవరు? బోయవాడు కదా! ఇట్లే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు మున్నగు మహర్షులందరు బ్రాహ్మణులు కారుగదా! మరియు సంస్కృతమునందలి పౌరాణిక విజ్ఞానసంపత్తిని కౌశలాదికమును ఋషులకు ప్రవచించిన సూతమహర్షి శూద్రుడు గదా, పిదపవారులకు అగ్రస్థానము జాతి ఆకుంచుని మాలిగవారింటి ఆగినదియగుగదా!

ఈనాటి బ్రాహ్మణ సంతతివే పెంచి పెద్దచేసిన సంస్కృత విజ్ఞానమును భావదాస్యమునకు లలవడిన మనము బ్రాహ్మణులయొక్క సర్వస్వముగా వారికి ధారాదత్తము చేయుట యెంతటి తెలివితక్కువపనియో ఆలోచింపుడు. బ్రాహ్మణుల తెలివిగలవారు గనుకనే అబ్రాహ్మణులగు వ్యాస, వాల్మీకి, విశ్వామిత్రాది మునుల వాఙ్మయ విజ్ఞానమును గోత్రప్రవర్తకులుగ భావించి సంస్కృతమును, అందలి విజ్ఞానమును వారిస్వంతముగ నుత్తకొనిరి. ఈ మోసమును గుర్తింపలేక దానిని బహిష్కరింపబూనుట యెట్టున్నదనగా సి.వి. రామన్, జగదీశబోసు వంటి పరిశోధకులు పెంపొందించిన ఆధునిక విజ్ఞానమునకు పాశ్చాత్యవిజ్ఞానమని పేరుపెట్టి దాని వైదొలగద్రోసి అజ్ఞానాంధకారములో మునుగుటవలె యుండును. పాశ్చాత్యులుకూడ తెలివిగలవారు కనుకనే సంస్కృతమును తరచితరచి పరిశోధించి అందలివిజ్ఞానమును తమవి జ్ఞానమునకు దోహదముగ జేసికొనిరి.

ఈనాడు బ్రాహ్మణ—అబ్రాహ్మణ, స్పృశ్య—అస్పృశ్య, ఉత్తర—దక్షిణ వివాదములు గలవు. వీనికే ఆర్య—ఆయా భాషావివాదములు కలవు. వీనికే ఆర్య—ద్రావిడ సంఘర్షణములనుపేరు రూపురేఖలు నిచ్చుచున్నారు. ఇది ఘోరము. ఆర్య—ద్రావిడ సాంప్రదాయములు పరస్పరమేనాడో మిళితమై ఏకసంస్కృతిని పోషింపగా తిరిగి వాటి సంపర్కములు లేకుతెచ్చుకుటకష్టసాధ్యముకాని తప్పిదమే గాక ఇట్లు వేరు పరచుటయు అసంభవమగును. ఎవరార్యులు? ఎవరు ద్రావిడులు ఏది ఆర్య విజ్ఞానము? ఏది ద్రావిడ విజ్ఞానము?

ఇంగ్లీషువలెనే ప్రభుత్వమువారి నిర్బంధముతో హిందీ రాజభాష యగునేమో? కాని సామాన్యభాష కాదు. ఎక్కువజనము మాట్లాడునదియు, మత సామరస్యము కల్పించునదియు సులభసాధ్యమగునదియు నగు భాష హిందీ యనుట నిజమే. కాని ఇంగ్లీషువలె హిందీ విజ్ఞానవంతమైనది కాదు. సంస్కృతమువలె గంభీరమైనదియు, దేశభాషలన్నిటితో పొత్తుకలదియు కాదు. మరియు హిందీ కొన్నిప్రాంతములవారికి మాతృభాష, మరికొన్ని ప్రాంతముల వారికి సోదరభాష. ఇట్లగుటచే హిందీ నేర్చుటలో హిందీమాతృభాషీయులతో సోదరభాషీయులు పోటీచేయజాలరు. కావున ఉద్యోగార్హతలలో కాని, వాదనాపటిమలో కాని వ్యత్యాసములు రాగలవు. ఇంకను పొత్తు సంస్కృతముతోడనా? లేక పర్షియన్ అరబ్బీలతోడనా? హిందీయా? హిందూస్థానీయా? ఇట్టి వివాదములు హిందీ రాజభాష యగుటలో రాగలవు. ఇట్టివి సంస్కృతము సామాన్యభాష యగుటలో సంభవింపవు.

హిందీతోబాటు మనదేశభాషల కన్నిటికి మాతయై సర్వాంగపుష్టి నిచ్చునది యొక సంస్కృతమే గదా! అది లేనినాడు మనదేశభాషలే లేకవచ్చును. ఆ విధముగా మన ఆచార వ్యవహార విజ్ఞానములకును, మన మాతృభాషలకును నిత్యమవినాభావసంబంధము కల్గి పెంపొందిన సంస్కృతము మనకు సామాన్యభాష యైనచో మన కన్నివిధముల మేలు కలుగును. ఎటులైనను భాషాపాటవమునకై సంస్కృత మభ్యసింపవలసియే యుండును. అట్లభ్యసించిన సంస్కృతమే రాష్ట్రభాషావ్యవహారములందును రాణించును గదా! ''ఏకక్రియా ద్వ్యర్థకరీ'' అన్నట్లు ఉభయతారకమగు సంస్కృతమందర వాకర్షింపును. సంస్కృతమురాని దేశభాషాపండిత యుపయోగము బహుస్వల్పము. వారుదేశభాషాపదములందలి ప్రకృతి—ప్రత్యయ విభాగము, పదవ్యుత్పత్తులు, ప్రకృతి వికృతులు, సంధి, సమాసము, కృత్తద్ధితాది విషయముల బోధనావసరములందు పెక్కుబాధలకు గురికావలసియుందురు. ఇట్లు దేశభాషా సంప్రదాయములన్నియు సంస్కృతభాషాసంప్రదాయములమీద నాధారపడియున్నవి. ఇట్లు సంస్కృతమునకును దేశభాషలకును మధ్యగల గాఢసంబంధమును ఆధునికులు చాలమంది గుర్తింపజాలకున్నారు. దేశభాషాపండితులకు గల అర్హతలలో ఆంగ్లభాషాపరిచయమును చేర్చుట ''వృష్టి తాడనాత్— దంతభంగః'' అన్న ట్లున్నదని యెందరు విద్యావేత్తలు గ్రహించిరి? కొమ్ములు తిరిగిన సంస్కృతాభిమానులు సైతము 'యమ్మే' లైనంతమాత్రముచేత ఈ విషయములో వెనుకంజవేయుచున్నారు. పెద్ద పెద్ద పదవుల నలంకరించినను మంత్రులకును, శాసనసభలకును వర్ణచెప్పలేకున్నారు. ఇందు విషయములో మనకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారే ఉదాహరణప్రాయులు.

దేశభాషల మూలము గుర్తింపనివారును, సంస్కృతభాషాసార మెరుగనివారును, ఆంగ్లభాషా వ్యామోహితులును, భావదాస్య శృంఖలాబద్ధులును నగువారు భాషావిషయక పఠనపాఠన విధుల దిద్దితీర్పుట కనర్హులు. పెక్కుమంది ఆంగ్లభాషాపండితులు విజ్ఞానవంతులైనను వారికి సంస్కృతభాషా పరిచయము కొరతపడుట చేతనే దేశభాషలందు సౌష్ఠవ మందలేక అందు గ్రంథములు వ్రాయలేకపోవుచున్నారు. లేకున్నచో మన దేశభాష లీ నాటికి పాశ్చాత్యభాషలతో తుల తూగియుండెడివి. ఈ నాటివారిలో చాలమంది కాలేజీ ప్రిన్సిపాలులు, హెడ్మాస్టరులు, పెద్ద పెద్ద యమ్మేలు, బియ్యేలు చదివిన ఆఫీసరులు సైతం పట్టుమని పదిబంతులు నోటీసులు తెలుగులో వ్రాయలేకున్నారు. ఇది మనకు సిగ్గుచేటు కాక మరేమి?

సంస్కృతము హిందూమతీయులది. కావున మహమ్మదీయుల కసంతృప్తికలుగు ననుమాట పాడిగాదు. ప్రపంచమున గల యే భాషయు నే యొక్క మతమువారి సొత్తు కాదు. సంస్కృతముతో హిందూమతగ్రంథములు, ఆంగ్లమందు క్రైస్తవమత గ్రంథములు, పర్షియన్, అరబ్బీలలో ముస్లిమ్ గ్రంథములు పెక్కు లుండవచ్చును. అంతమాత్రముచేత ఆ భాష వారి సొత్తు కాదు. ఇతరదేశభాషలకు వలెనే ఉర్దూ భాషకును సంస్కృతముతోడి పొత్తు కలదు. వారికి, వారి ఉర్దూకును సంస్కృతసంపర్కము మేలే చేయును. కాని కీడు కాదు. పరదేశీయ ... సంస్కృత పఠనావసరమును గుర్తింపుచుండగా సంస్కృతమునకును, తజ్జన్యభాషలకును నిత్యసంబంధమును మరచి పోవుట ఎట్లు న్యాయము?

సంస్కృతభాషాపరిచయము భాషాశాస్త్రమునకెంతయో తోడ్పడెనని భాషాశాస్త్రవేత్తలే ఏకగ్రీవముగ సంగీకరింపిరి. ఈ విషయము వారి మాటలలోనే తెలుపుదను గమనింపుడు: సర్. విలియం జోన్సు అను ఆంగ్లపండితుడు పాశ్చాత్య సంస్కృతపండితులలో మహర్షి. ఇతడు ఇరువది యెనిమిదిభాషలలో మహాపండితుడు. భాషాశాస్త్రమునందు పేరెన్నికగన్న మహనీయుడు. ఇతడు అనేకభాషల పరిశోధించి సంస్కృతప్రాధాన్యమునుగూర్చి యిట్లు వ్రాక్రుచ్చెను: ''సంస్కృతభాషనిర్మాణమే అద్భుతమైనది. అది గ్రీకుభాషకంటె చాల సంపూర్ణమైనది. లాటిన్‌కంటె శబ్దసంపదయందు మిక్కిలి విశాలమైనది. గ్రీకు—లాటిన్ భాషల రెండిటికంటె మిక్కిలి సంస్కారము గలది. గ్రీకు లాటినులకును—సంస్కృతమునకును దగ్గర సంబంధము గలదు. ఇట్లే గాథిక్—కెల్టిక్ భాషలు సంస్కృతముతో జన్యసంబంధము కలవి. ప్రాచీన పర్షియన్ భాషయు సంస్కృతభాషా కుటుంబము లోనిదే. ఇంత మహత్తరసంబంధము గల సంస్కృతభాషాపరిచయము ప్రపంచభాషాశాస్త్రజ్ఞులకు అత్యంతావశ్యము.''

మరియు సర్వతోముఖపాండిత్యముగలప్రసిద్ధ పరిశోధకశిఖామణి మేక్సుముల్లరు మహాశయుడు ఇట్లుద్ఘోషించెను: ''సంస్కృతభాషా పరిచయము లేనివాడు భాషాశాస్త్రపరిశోధనలో నెందులకు కొరగాని వాడగును. ఎట్లనగా—గణితశాస్త్రము తెలియనివాడు ఖగోళశాస్త్రపరిశోధన చేసినట్లుండును.''

ఈప్రకారముగా ఉదాత్తత, అర్థగాంభీర్యము, సారళ్యము, వైశాల్యము, వ్యుత్పత్తి పరిజ్ఞానము, అపారమగు శబ్దసంపద మున్నగు గుణములతో విరాజిల్లుభాష ప్రపంచమం దొక్క సంస్కృతమేయని పాశ్చాత్యపండితులే ఉద్ఘోషించు సంస్కృతమునకు ప్రపంచ సామాన్య భాషాస్థానమును గుర్తింపవలెనుండగా మనదేశమందు సామాన్యభాషాస్థానమిచ్చు సంస్కృతమును సామాన్యభాషగా నిరాకరించుట మనకు సిగ్గుచేటు కాదా!

సంస్కృతములేనిచో మనదేశమే లేదనుట అతిశయోక్తి కాదు. అంతటి గాఢ సంబంధము మనకును—సంస్కృతమునకును గలదు. మనకు 'అన్నము' సంస్కృతమునుండియే గదా వచ్చినది! ఇక్కన్నిమా మనము నిత్యము వాడుకొను పదములు సంస్కృతములోనివే. మనమే కాదు కొన్నివేల మైళ్ల దూరములోగల పాశ్చాత్యులు సైతము సంస్కృతపదములే వాడుకొనుచున్నారు. వారు నిత్యము వాడుకొను ''మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్'' అను పదములు మన సంస్కృతములోని ''మాతర్—భ్రాతర్—స్వసార్—పితర్'' పదములే గదా! ఇట్లు ప్రపంచమంతటిని ఏకకుటుంబముగా చేయుచున్న మన సంస్కృతము చూచి గర్వించి ఆనందింపవలెను. ఇట్లు మన సంస్కృతికి, మన నాగరికతకు, మన జాతీయతకు, మన ఐక్యతకు, మన మాతృభాషలకు పుట్టినిల్లగు సంస్కృతభాష యొక్క పరిచయము లేకుండ మన సంస్కృతిని ఆధునిక విజ్ఞానముతో సమన్వయపరచుట యెట్లు? సంస్కృతభాషా పరిచయము లేని మన పట్టభద్రులు భారతీయపౌరులుగా ప్రపంచమున నెట్లుగా రాణింపగలరు? అట్టి పరదేశము లందు రాయబారులుగా వెళ్లి మన గొప్పతనమును ఎట్లు నిరూపింపగలరు? కనుక మన విద్యావిధానములో సంస్కృతభాషకు అగ్రస్థానమిచ్చుట అన్నిటికన్న ముఖ్యము.

తారాబలం - చంద్రబలం

12—2—1961 మొదలు 18—2—1961 వరకు

గ్రహస్థితి

మిథునంలో అంగారకుడు. సింహంలో రాహువు. మకరంలో గురు శనులు, కుంభంలో రవి బుధకేతువులు. మీనంలో శుక్రుడు. ధనుర్మకర కుంభ మీనాలలో చంద్రుడు.

వ్యాపార భవిష్యత్తు: బంగారము నిలుకడ. వెండి మందము. నూలు, వస్త్రములు: తేజీ. నూనెవిత్తనములు: తేజీ, పసుపు. మందము.

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1 పా.)

యోగ్యప్రదమైన కాలం. ఆలోచనలు కలసి వస్తాయి. అడ్డంలేకుండా అభివృద్ధి ముందుకు నడుస్తుంది. సర్వ ప్రయత్నములందు సంపూర్ణంగా దైవబలం లభిస్తుంది. సమర్థుల స్నేహం, సంఘంలో గౌరవం. ఉద్యోగంలో అధికారం, లాభదాయక మగు ప్రయాణం, నూతన బాంధవ్యం, మొదలగు శుభఫలితములు సంభవిస్తాయి. శుభకార్యాలోచనలు ఒక నిర్ణయానికి వస్తాయి. సాహిత్యరంగంలో ముందడుగు వేస్తారు. సామరస్యంగా వ్యావహారిక సమస్యలు పరిష్కార మవుతాయి. వ్యాపారములలో మీ ధైర్యసాహసాలు అక్కరకు వస్తాయి. స్పెక్యులేషన్ ఫలిస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా తిరిగి వస్తాయి. ఆదాయం బావుంటుంది. వస్తువాహనములు సమకూర్చుటలో శుభ కార్యముల గూర్చి విశేషంగా ధనవ్యయ మగుతుంది. సంతతివలన సుఖసంతోషములు లభిస్తాయి. రాజకీయాలలో జోక్యం పెట్టుకొని కాలాన్ని వ్యయపర్చకండి.

వృషభం

(కృత్తి 2,3,4 పా. రోహిణి, మృగశిర 1,2 పా)

కార్యదీక్ష, సమర్థత బావుంటుంది. శక్తిసామర్థ్యముల నుపయోగించుకొని వృత్తి ఉద్యోగాల్లో ముందడుగువేస్తారు. కోరకుండగనే సహాయం లభిస్తూ అవసరములు తీరుచుంటవి. సాహిత్యపరిశ్రమ చక్కగా కొనసాగి గౌరవంతో బాటు ఆదాయమును సమకూరుస్తుంది. నూతన వ్యక్తులతో పరస్పరస్నేహానురాగబంధములు ఎక్కువవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ. సుఖసంతోషాలతో సామాజిక, గృహస్థ జీవితం జరిగిపోతుంది. శుభకార్యములగూర్చి ప్రయాణాలు సంభవ మవుతాయి. ఆదాయం పెరుగుతుంది. విలాస, వినోదములగూర్చి ధన వ్యయ మధికం. ఉద్యోగములలో మీ దక్షత పై అధికారులు గుర్తిస్తారు. ఆదాయ అధికారాలు పెరుగు అవకాశం ఉన్నది. ప్రయత్నించండి. ఫలితం దక్కుతుంది. నూతన ఉద్యోగములు కుదురుతాయి. విద్యార్థులు మరికొంత శ్రద్ధ వహించండి. తప్పకుండా, క్లాసు వస్తుంది. ప్రతిబంధకముల తొలగించుకొని మీ వ్యాపారాలు ముందుకు నడుస్తాయి, లాభిస్తాయి. ధైర్యంగా ముందుకు నడవండి.

మిథునం

(మృగశిర 3,4 పా.ఆరుద్ర పునర్వసు1,2,3పా.)

గ్రహచలనం మీకు అనుకూలంగా ఉంది. వ్యావహారిక రంగంలో అనుకూలవాతావరణ మేర్పడుతుంది. అధికారుల అభ్యంతరాలు తీరి అనుజ్ఞలు చేతికివస్తాయి. సమిష్టిగా సాధింప దలచిన కార్యకలాపములలో నాయకత్వము సిద్ధిస్తుంది. సభలలో సమావేశాలలో పాల్గొంటారు. సాంఘికంగా మీమాటకు విలువ హెచ్చుతుంది. ఎదురుచూస్తున్న ధనం సమయంలో లభించి మీ ఇబ్బందులు తీరుతాయి. భారముగల పనులను పైబెట్టుకొని సమర్థతతో నిర్వహించ గలుగుతారు. పెట్టుబడులు పెంచి ధైర్యంగా మీవ్యాపారములను ముందుకు నడిపిస్తారు. ఆదాయం బావుంటుంది. భూ, గృహ వసతులనుండి ఆదాయం వస్తుంది. ఉద్యోగములలో అనుకూల మార్పులు, అభివృద్ధికి పోగు అవకాశములు లభిస్తాయి. శుభ కార్యాలోచనలు ఒక నిర్ణయానికి వస్తాయి. పితృసమానులతో అభిప్రాయ భేదములు రాగల అవకాశము లున్నవి. 17, 18 తేదీలలో కార్యసిద్ధి, ప్రయాణము.

కర్కాటకం

(పునర్వసు 4 పా. పుష్యమి ఆశ్లేష)

కార్యభారం బాధ్యత ఎక్కువవుతుంది. నిర్విరామంగా పనిచేయవలసివచ్చుటచే దేహసౌఖ్యం లోపిస్తుంది. మనసుకు నిలుకడ యుండదు. ఏ విషయం చూడబోయినా వివాదగ్రస్తంగానే ఉంటుంది. వ్యావహారిక, రాజకీయ రంగంలో ఎత్తుకు పైయెత్తు వేయుచు ముందుకు నడవాలి. మీ ఉద్రేకం కొంచెం అదుపులో పెట్టుకుంటే, ఎన్ని చిక్కులున్నా జయించగలుగుతారు. అన్నివిధాలా చేయూతనిచ్చు అండదండలుగా నిలబడే వ్యక్తులస్నేహం లభిస్తుంది. అవాంతరములు వస్తున్నకొలది మీ ఉద్యోగములలో మరింత బలం చిక్కుతుంది. సాటివారిలో గౌరవం హెచ్చుతుంది. ఇతరుల పెట్టుబడులపై ఆధారపడి భారీవ్యాపారాలను తలపెట్టకండి. సమయానికి ద్రవ్యము సమకూరక ఉత్సాహంగా వ్యాపారములు ముందుకు సాగవు. స్పెక్యులేషన్ ఫలించదు. ప్రయాణాలు తగ్గించాలి. పరిస్థితుల వత్తిడివల్ల అధర్మమునకు లోబడి అప్రతిష్ఠ తెచ్చుకోవద్దు. గృహస్థజీవితం సుఖంగా గడుస్తుంది.

సింహం

(మఖ పుబ్బ ఉత్తర 1 పా)

ఈవారం 15 వ తేదీ సూర్యచంద్రులు చారవశంబున రాహుకేతుయుక్తు లగుదురు. ఈ రాశ్యజాల కిది మంచిది కాదు. మనశ్చాంచల్యము, అవమానం, అపనింద, అశుభవార్తలు వినుట మొదలగు అశుభఫలితాన్ని పొందుతారు. ఇతరుల వ్యవహారములలో జోక్యం కల్పించుకోవద్దు. సామాజికపరిస్థితులలో సాధ్యమైనంతదూరంలో ఉండాలి. ఎదుటివారు అసభ్యంగా ప్రవర్తించినా వోర్పుతో మీ కార్యాలను చక్కబెట్టుకోవాలి. గృహస్థజీవితమందు స్వల్పవిషయాలనే సమస్యలుగా తీసికొని వివాదముల పెంచుకోవద్దు. ఈ గ్రహఫలితం మరొక పదిరోజులపాటు ఏదో ఒకవిధంగా మీకు సోకుచునే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారముల కే విధమైన భంగం కలగకుండా యథావిధిగా జరిగిపోతాయి. కోరకుండగనే వలయు సహాయ సంపద లందుచుంటాయి. శుభ పుణ్యకార్యాలోచనలు కలసివస్తాయి. శుభ కార్యములగూర్చి ప్రయాణాలు అవసర మవుతాయి. తగవులు మాత్రం రాకుండా జూచుకొనండి.

కన్య

(ఉత్తర 2, 3, 4 పా. హస్త చిత్త 1.2 పా)

అన్నివిధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యావహారిక రాజకీయ రంగంలో విజయం అభిస్తుంది. సభలు సమావేశాలలో పాల్గొంటారు. సాటివారిలో గౌరవం లభిస్తుంది. సాహసకార్యాలు తలపెట్టి దక్షతతో నిర్వహించగలుగుతారు. వెనుకముందులు జూడక ధారాళంగా మీ ద్రవ్యాన్ని ఖర్చుచేస్తారు. ప్రయోజనం కనిపించుటచే భారమనిపించదు. బాధ్యత వహించినందుకు ఒక ఘనకార్యాన్ని సాధించగలిగితిమని సంతృప్తి ఉంటుంది. నైపుణ్యంతో కూడిన మీ పలుకుబడిని వినియోగించుకొని ఆర్థికావసరములను సమర్థించుకొనుచుంటారు. ఉద్యోగ వ్యాపారములలో అనుకూలవాతావరణ మేర్పడి అభివృద్ధికి పోగు అవకాశములు లభిస్తాయి. అధికారులతో కాగలపనులు అవలీలగా జరుగుతాయి. నిరుద్యోగ సమస్య తొలగుతుంది. ఇతర వాణిజ్యసంస్థలతో అనుకూలంగా ఎగ్రిమెంట్లు కుదురుతాయి. శుభకార్య ఆలోచనలు ఒక నిర్ణయానికి వచ్చి స్పష్టత చిక్కుతుంది. శుభకార్యముల గూర్చి బంధుమిత్రులతో ప్రయాణాలు సాగుతాయి.

తుల

(చిత్త 4 పా. స్వాతి విశాఖ 1,2,3 పా)

మీ మనోనిగ్రహంతో ఇంతకు ముందున్న వ్యతిరేకతను జయిస్తారు. అభిప్రాయభేదాలు తొలగి ఐక్యత సమకూరుతుంది. పోదలచిన మార్గం తేలిక అవుతుంది. సాహిత్యరంగంలో మీ పాండిత్య ప్రతిభ స్ఫుటపడుచు గౌరవాభివృద్ధిని కలిగిస్తుంది. సభలలో పాల్గొని సన్మానాలను అందుకొంటారు. కుటుంబవిషయాలలో ఏటూతెగని సమస్యలు ఒక నిర్ణయానికి వస్తాయి. స్పష్టత చిక్కుతుంది. సంతతివలన సుఖసంతోషములు లభిస్తాయి. స్త్రీలతో వైరం సంభవిస్తుంది. రాజీమార్గములలో మీ వ్యావహారిక సమస్యలు పరిష్కార మవుతాయి. వ్యాపారములలో పెట్టుబడులు ఖర్చులు పెరుగుతాయి. వాయిదా వ్యాపారములు. కమీషన్ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగములలో కార్యభారము బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకుతగ్గ ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో పుణ్యకార్యాలు చేస్తారు. పునర్నిర్మాణముల గూర్చిన ఖర్చులు ఎక్కువవుతాయి.

వృశ్చికం

(విశాఖ 4 పా. అనూరాధ, జ్యేష్ఠ)

సంబంధంలేని కార్యకలాపములందలి బాధ్యతలు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదములు రాగలసూచనలున్నవి. కుటుంబ విషయ ప్రాముఖ్యత ఎక్కువగా కనుపిస్తుంది. శుభకార్యాలోచనలు చేస్తారు. ఒకనిర్ణయానికి రాజాలకపోతారు. గృహమార్పు, స్థానచలనం కాగలయోగం కొందరికి సంభవిస్తుంది. ప్రత్యేక అధికం. దేహసౌఖ్యం తక్కువ. మాతా పితరులలో ఒకరికి స్వల్ప అనారోగ్యం సూచిస్తుంది. జర్నలిజంలో కృషిచేయువారికిమాత్రం కాలం మిక్కిలి అనుకూలిస్తుంది. వారి విద్యావ్యాసంగముల ప్రజామోదం పొంది గౌరవమును సమకూరుస్తాయి. వ్యాపారములలో భారాన్ని పెంచుకొతగ్గ సమయం కాదు. మార్పును గమనిస్తూ నిబ్బరంతో నుండుట మంచిది. ఉద్యోగములు గౌరవప్రదంగా జరిగిపోతుంటాయి. గృహనిర్మాణాది ప్రయత్నములు అనుకూలంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

శుభసూచన లగుపిస్తాయి. వ్యావహారిక రాజకీయ రంగంలో విజయం లభిస్తుంది. మీ లక్ష్యము సిద్ధిస్తుంది. సంఘంలో హెచ్చుమంది మీవాదనను బలపరుస్తూ అండగా నిలబడుతారు. పంతం నెగ్గించుకొని ప్రతిష్ఠ కాపాడుకొంటారు. మాటలను చేతలుగా మార్చి మీసమర్థతను రుజువు పరుచుతారు. ఉద్యోగములలో ఇంతకు ముందు కోల్పోయిన అవకాశములన్నియు తిరిగి లభిస్తాయి. పదవులు పెరుగుతాయి. సాటివారిలో గౌరవం లభిస్తుంది. ప్రతిబంధకముల తొలగించుకొని మీ వ్యాపారములు క్రమాభివృద్ధి ముందుకు నడుస్తాయి. ఆర్థిక పరిస్థితులలో మాత్రం నిలుకడ కనుపించదు. ఏదో వస్తుంది. ఏటో పోతుంది. ఎదురు చూడటం మాత్రం యథా విధిగానే ఉంటుంది. శుభ కార్యములు కలసి వస్తాయి. పబ్లిక్ కార్య కలాపములలో పాల్గొని ప్రజల సానుభూతిని పొందుతారు. బంధుమిత్రుల రాకపోకలతో గృహస్థ జీవితం సుఖంగా గడుస్తుంది.

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.)

మీరు ఒక విధంగా తలిస్తే ఫలితం మరొక విధంగా ఉంటుంది. మీ మంచితనాన్ని అర్థం జేసుకోలేక అసమర్థతగా భావిస్తారు. సాటివారి అసూయాప్రభావం కనిపించకుండా మీ పురోగమనాన్ని అవరోధిస్తుంది. అసంతృప్తి తోచినా పట్టుదలతో మీ కార్యాన్ని సాధిస్తారు. మీ ఓర్పు సహనశక్తి మీ విజయానికి తోడ్పడుతుంది. ఉద్యోగములలో అనుకూల మార్పులు వస్తాయి. మీదక్షత యజమానుల గుర్తించి మేలుచేయు తలంపులు కలుగుతాయి. ఒకదానికొకటి జతకూడక మీవ్యాపారములు ఉత్సాహంగా ముందుకు జరుగవు. ఎదురు చూస్తున్న డబ్బు సమయానికి అందకపోవచ్చు. భారాన్ని పెంచుకోవద్దు. కుటుంబ విషయాలలో అభిప్రాయ భేదాలు అదనపుఖర్చులు ఎక్కువవుతాయి. బంధువిరోధం కళత్ర అనారోగ్యం సూచిస్తుంది. కాని దైవానుగ్రహంవల్ల వచ్చినవి వచ్చినట్లుగా అన్ని యిబ్బందులు తొలగిపోతుంటాయి. అన్ని విధాలా మిత్రుల సహాయ సంపద అందుచు సామాజికజీవితం సుఖంగా గడుస్తుంది.

కుంభం

(ధనిష్ఠ 3, 4 పా. శతభిషం పూర్వాభాద్ర 1, 2, 3 పా.)

గ్రహబలం నమ్మతగింది కాదు. సమయ సందర్భాలను బట్టి ముందడుగువేయాలి. ఇతరులపై ఆధారపడి భారాన్ని పెంచుకొనే సమయం కాదు. సామాజికపరిస్థితులు సరసంగా ఉండవు. కస్సించి కలహించ చూస్తారు. లేనిపోని ఆరోపణలు చేస్తుంటారు. ఉద్రేకం కూడదు. మిగుల వోర్పుతో మీ కార్యాలను చక్కబెట్టుకోవాలి. ఉద్యోగములు గౌరవప్రదంగా సాగిపోతుంటాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారములలో జాగ్రత్త అవసరం. పబ్లిక్‌కార్యకలాపములలో పాల్గొనవలసి వస్తుంది. వ్యాపారములలో నిదానం అవసరం. విరివిగా చేయుటకు తగిన అవకాశములు లభించవు. జరిగినంతవరకు లాభదాయకంగానే ఉంటుంది. నూతన మార్గములలో ఆదాయం లభిస్తుంది. శుభకార్యములగూర్చి విశేషంగా ధనవ్యయం అవుతుంది. ఆరోగ్యం శ్రద్ధగా చూచుకోవాలి.

మీనం

(పూర్వాభాద్ర 1 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఎదురుచూడని మార్పులు వస్తుంటాయి. ప్రస్తుతం పైనున్న బాధ్యతలను నిర్వహించడం శ్రమగా తోస్తుంది. ప్రత్యేక ఆధికం. ఆరోగ్యం లోపిస్తుంది. విశ్రాంతి అవసరం. అధికారుల అభ్యంతరాలు, నౌకరులపేచీలు అధికం అవుతాయి. ముందుగా తీసుకొన్న జాగ్రత్త వలన ఇబ్బందులకు గురికాకుండా తప్పించుకోగలుగుతారు. ఒక వ్యాపారములో వచ్చు లాభం మరొక వ్యాపారపు పెట్టుబడులకు సరిపోవుచుంటుంది. అదనపు ఖర్చులు ఎక్కువవుతాయి. అందుకు తగినట్లు ఆదాయంకూడా పెరుగుతున్నందువల్ల భరించడం బాధగా తోచదు. ఈ సమయంలో ఖర్చుచేయు ప్రతిపైసా ముందుముందు పదిరెట్ల ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. ఉద్యోగములలో జాగ్రత్త అవసరం. పై అధికారుల మనస్తత్వాన్నిబట్టి వ్యవహరించాలి. కుటుంబంలో సంతతికి స్వల్ప అనారోగ్యం సూచిస్తుంది. ప్రయాణములలో జాగ్రత్త అవసరం.

ఆంధ్ర నాటక రంగం

(6 వ పేజీ తరువాయి)

లేదు. కాని ఎందుకో దానిమీద కొంతశీతకన్ను వడింది ఈ మధ్య. అది అంతశుభసూచకంగా కాదు. అంటే, ఎవరికీ అర్థంకాని గందరగోళం సమాసాలతో పాఠశాల పద్యాలు (వాయవుని కాదు నా భావం. లోతైన సభావాలతో సరళమైన సభావాలతో) ఔచిత్యాన్ని పాటించి సందర్భశుద్ధిగా—కూరలో పోపు వేసినట్టు వాడితే ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తాయి. పద్యాలు. వాటిని రాగయుక్తముగ పదివిలేపాలు, జిలేబీచుట్టలసంగీతంతో ప్రాణాలు తీయ నక్కరలేదు.

4. కళాదృష్టితో సక్రమమార్గాన్ని నడుపుతున్న నాటక సమాజాలకు ప్రభుత్వం బాగా సహాయం చేసి పోషించాలి. సంఘాలు రిజిస్టరుచేసి అప్పుడప్పుడు దగువారిచే తనిఖీ చేయించాలి. సంఘంలో నటులకు తృప్తికరమైన జీవనం, గౌరవప్రదమైన స్థానం లభించాలి.

భారతజాతి సర్వతోముఖాభివృద్ధి చెందవలెనను అభిలాషతో ఆంధ్రనాటకరంగాన్ని గురించి ఏదో నాకు తోచిన భావాలు వెల్లడించాను. నిర్మాణాత్మకమయిన ఈ సూచనలు పెద్దలు పరిశీలింతురు గాక!

మహాభారతం - వ్యాసహృదయం

[5వ పేజీ తరువాయి]

లచే ఎన్నోపాట్లు పడినారు. చివరకు ధర్మమునకే జయము కలిగినది.

పాత్ర పోషణ

ఇందలి ప్రధానపాత్ర ధర్మరాజు. అతడే ఈ కథకు నాయకుడు. పురాణములలో మాంధాత, భగీరథుడు, మొదలగు ఆరుగురు చక్రవర్తులు ప్రసిద్ధు లని చెప్పబడియున్నారు. వా రెవరును స్వర్గమును పొందియుండలేరు. కాని ధర్మరాజు సశరీరుడయి స్వర్గమునకు పోయి యున్నాడు. కనుక వ్యాసులవారు పై చక్రవర్తులకంటె ధర్మరాజుపాత్ర సర్వశ్రేష్ఠముగా చిత్రించ దలచి యుండవచ్చునుగదా! భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనాదులకంటెను, భీమార్జున ద్రౌపదీ పాత్రలకంటెను ధర్మజునిపాత్ర వెలవెలపోవుటకు కారణమేమో విచారింపవలయును. ఈ చెప్పిన పాత్రలన్నియు రజస్తమోగుణ ప్రధానము లయినవి. కనుక అట్టిగుణములే గల సామాన్యుల కవి సుందరముగా కన్పట్టుచుండును. కాని సత్త్వగుణప్రధాను డగు ధర్మరాజు సత్త్వగుణ ప్రధాను లగు యోగులకు సర్వాంగసుందరుడుగా గోచరింపగలడు. ద్రౌపదీ, భీమార్జున సహదేవాదులు ధర్మరాజు నెదిరించి ప్రతివాదముచేయుచున్నప్పుడు మనకు రమ్యముగా గోచరింతురు. కాని అది ధర్మము కానేరదు. సామాన్యులు మోహవశంవదులుగావున ధర్మము అధర్మముగాను, అధర్మము ధర్మముగాను గోచరించుచుండును. ఆ విషయమునే ధర్మరాజు సంజయునితో నిట్లు చెప్పి యున్నాడు: ''అది యెల్ల నీవలికినట్టిద ధర్మువు అట్లయుండి బోధను అరయంగవచ్చిన నధర్మమునై చెడు, కొన్ని ధర్మార్థనములుగాక తోచి తుది ధర్మమునై చను గొన్ని కర్మముల్'' ఇది ధర్మసూక్ష్మము. ఈ ధర్మసూత్రమును వివరించుటయే భారతప్రయోజనము. వ్యాసుల వారు సంకల్పించిన ఉద్దేశమే యిది. ధర్మరాజు కంటె భీమాదులు సాహసవిక్రమములందు మనుంచి కెప్పుండినది. ధర్మరాజు కంటె ద్రౌపది ప్రజ్ఞ. గడుసు మాటలు గలది. ధర్మరాజుతప్ప మిగిలినపాత్రలు మాట్లాడు చున్నప్పుడును, చేతలుచేయుచున్నప్పుడును మన కెంతో హృద్యముగా నుండును. కాని, వారి మార్గము సాత్త్వికమార్గముకాదు. కనుక అధర్మము నవలెను. అందువల్లనే స్వర్గారోహణ ఘట్టమునందు భీమాదులు మార్గమధ్యమునవే పడిపోయిరి. ధర్మరాజు వారివంక కైనను చూడలేదు. అతడు ముందుకు సాగిపోయినాడు. అతడు నిస్పృహుడయి ధర్మదేవతమాత్రమే వరించినాడు. అది ధర్మరాజుపాత్ర. భీష్మునిపాత్ర వంకలేనిది. కర్ణునిపాత్ర స్వభావసుందరమునది. ఆ పాత్రచిత్రణములో వ్యాసులవారు తమ ప్రతిభాసంపత్తి నియోగించినారు. గుమ్మరించినారు. శ్రీకృష్ణరాయబార ఘట్టములో శ్రీకృష్ణుడు కర్ణుని చూచి, ''రాధేయా నీవు కుంతీపుత్రుడవు. పాండవజ్యేష్ఠుడవు. కావునవచ్చి పాండవులతో కలియుము. ద్రౌపది నిన్ను వరింపగలదు '' అని చెప్పినప్పుడు కర్ణుడు చెప్పిన తుది పలుకులు చిత్తగింపుడు.

''ధర్మతనయుండు దాను నా తమ్ము డగుట యెరిగె నేనియు సామ్రాజ్య మేపుదాను నట్టి ధాత్రికు దాధిపత్యంబు వేయువలవదే శాశ్వతంబుగ వసుధ యెల్ల''

''అనుజులు బుద్ధిశాలుగ నీ వని యుయు వేయు మని నీ వుపదేశ్యపుగా విను కురుకుమారకశులిశనమున రణయజ్ఞ మతడు సమ్మతి జేయున్.

''దానం బుణ్యభూమియగు కురుక్షేత్రంబున మమువోంట్లెల్లను సద్గతి వడయుదురుగాక!''

ఇవి కర్ణుని పలుకులలో చక్కెరచిలుకలో గ్రహింపుడు.

ఇక భారతమందంతటను ధర్మవీరము, దయావీరము, దానవీరము, కర్మవీరము, యుద్ధవీరము గట్టులు ఒరసికొనుచు పారిపోవుచుండును. ఈ విధముగా వ్యాసులవారు ధర్మాధర్మవివరణ చేయుటకొరకును అధ్యాత్మతత్త్వమును సుసంగతము చేయుటకొరకును భారత రచనను గావించి యున్నారు. అయితే ధర్మసూక్ష్మమును గ్రహించుట గహనము గనుక రామాయణ, భాగవతాదులవలె దీనిరసమును సామాన్యులు ఆస్వాదమునే యజాలక పోయిరి. పిమ్మట భారతార్థపీయూషమును తనివి దీర గ్రోలి, కన్నులకు మోస్తే పారవశ్యము పొందుదురు. వ్యాసులవారి ప్రతిభా సంపదయు తయు భారతమందు గోచరింపగలదు. కనుకనే దానికి పంచమ వేద యను పేరు వచ్చినది.

''అభితాఖ్యానకశాఖం బౌరిని వేదార్థావ్యాయమై
మునుపారర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణోర్జ్వలత్
త్రపునానాగుణకీర్తనార్థఫలమై ద్వైపాయనోద్యానజా
త మహాభారత పారిజాతమురున్ ధాత్రీసుత ప్రార్థ్యమై.

గ్రంథస్వీకారం

యోగాసనాలు వెల: రు 1—4—0, సూర్యనమస్కారములు: వెల: 0—8—0, రచయిత: ఆచార్య గ్గిరి వీరరాఘవగుప్త, గుంటూరు.

తద్భవచంద్రిక: గ్రంథకర్త: కోగంటి దుర్గామల్లికార్జునరావు, వెల: 0—25 న.పై. ప్రతులకు: భారతీసమితి, పామర్రు.



పాపట్ జమాల్ & సన్సు..
182, బ్రాడ్వే, మద్రాస్-1 & 36-B, మౌంట్ రోడ్, మద్రాస్-2.
బ్రాంచిలు:- ఎర్నాకుళము, హైదరాబాద్, బొంబాయి & విజయవాడ.

రూపవాణి

'శ్రీమాన్ సత్యవాది' చిత్రంలో రాజ్ కపూర్, షకీలా

సమీక్ష:

రూపకళా పిక్చర్స్: శ్రీమాన్ సత్యవాది

మెజారిటీ హిందీ చిత్రాలపై మోజుగల వారికి, రాజకపూర్ నటించిన చిత్రం కదా అని కొండంత ఆశపెట్టుకొని వారికి 'శ్రీమాన్ సత్యవాది' చిత్రం ఆశాభంగం కలిగించదనే చెప్పవచ్చును. సర్వసాధారణంగా హిందీ చిత్రాలలో వుంటున్న సుగుణాలు, దుర్గుణాలు ఈచిత్రంలో వున్నాయి. ఆ గుణాలు — మంచి సంగీతం, అంతకుమించిన ఛాయాగ్రహణం, మించని అభినయం, చౌకబారుకథ, కారు చౌకనృత్యాలు, అదేస్థాయి దర్శకత్వం. వీటిని దృష్టిలో వుంచుకొని చూస్తే ఈచిత్రం ఆశాభంగం కలిగించదు.

'సత్యమేవ్ద్వైవము, సత్యమేజయం' — ఇది ఈచిత్రం చేసే నినాదం. చిత్రంలోని చౌకరకం ప్రేమ, అవినీతిని ప్రోత్సహించగల బాలేరా పప్పివేశాలు, హాస్యమనే పేరుతోచేసే వెకిలి చేష్టలు, నాటురకం సన్నివేశాలు చూసి విచక్షణా జ్ఞానం గల ప్రేక్షకులు ఈసినిమాచూసి భయం కలిగివున్నదల్లా దర్శకుడు ఒక్కసారి పై 'సత్య' నినాదాన్ని జపించారు. చివరికి సత్యమేజయం అని నిరూపించి, ఈ చిత్రానికి కూడా నీతి, జాతి వున్నదని నమ్మించాలని ప్రయత్నించారు.

ఇందులో నాయకుడు మూర్తీభవించిన సత్యమట. లేక కలియుగ హరిశ్చంద్రుడట. సత్యం చెప్పటం వలన హరిశ్చంద్రుడు పడినట్లే ఇతను కూడా అంత భారీఎత్తున కాకపోయినా, కొన్ని కష్టాలు పడ్డాడు. కాని అంతకంటె ఎక్కువగా అందమైన అమ్మాయితో రొమాన్సులు చేసాడు అల్లరి చేశాడు. చివరికి అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. ఇంతకంటె చెప్పుకునేందుకు కథ అన్నదేమీ ఇందులో లేదు. ఉన్నదాన్నే కథ అనుకుంటారు దర్శక నిర్మాతలు. అనుకుంటే ఈ చిత్రం బాగానే వుంటుంది.

నిర్మాత: మహీపత్‌రాయ్
దర్శకత్వం, రచన: ఎస్. ఎం. అబ్బాస్
సంగీతం: దత్తారామ్
ఛాయాగ్రహణం: జయేంద్రకాపాడియా
తారాగణం: రాజ్‌కపూర్, షకీలా, మహమూద్, నజీర్‌హుస్సేన్, కే. ఎ. రాధాకిషన్, కుముద్‌త్రిపాఠీ, కెసి చటర్జీ, సుశీల్‌కుమార్ పన్నైరా.

కొత్తదనం లేకపోయినా మంచిపాటలు చిత్రంలో పుష్కలంగా వున్నాయి. ఛాయాగ్రహణం చక్కగా వుంది.

ఆదేపనిగా ఇటువంటి పాత్రలను ధరించడం రాజకపూర్ కీర్తికి అంతర్నేమం కాదేమోనని ఆయన అభిమానులకు అనిపిస్తుంది. రాజకపూర్ ప్రత్యర్థిగా మహమూద్ బాలా చక్కగా నటించాడు. అతని చేష్టలు ఎక్కడైనా అతిగావుంటే అందుకు అతను బాధ్యుడు కాకపోవచ్చును. షకీలాకు రాజకపూర్ వంటి అగ్రశ్రేణి నటునితో నటించడమే అబ్బురం. ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకొన్నది. నజీర్‌హుస్సేన్ నటన విశేషంగా లేదు. కే. ఎ. రాధాకిషన్ నటన మామూలుగానే అద్భుతంగా వుంది.

మొత్తానికి ఈ చిత్రం వినోదాభిలాషులైన వారికి బాగా పని కల్పించగలదు.

పిత: రాజకపూర్ నటించినంత మాత్రాన ప్రేక్షకులకు అత్యాశ కూడదు. పాటలు అద్భుతంగా వున్నంత మాత్రాన ఏ చిత్రాన్నిగాని భరించలేము.

—సారథి

ప్రభుత్వ బహుమతులకు 10 తెలుగు చిత్రాల ఎన్నిక

ప్రభుత్వ బహుమతులపోటీకి దక్షిణాదినుంచి మొత్తం 25 చిత్రాలు ఎన్నిక చేయ బడినాయి. వీటిలో తెలుగు చిత్రాలు 10, తమిళచిత్రాలు 10, కన్నడ చిత్రాలు 3, మళయాళ చిత్రం 1. తెలుగులో ఎన్నిక చేయ బడిన చిత్రాలు: అన్నపూర్ణ, భక్త శబరి, భట్టివిక్రమార్క, చివరకుమిగిలేది, కనకదుర్గపూజా మహిమ, మహాకవి కాళిదాసు, నిత్యకళ్యాణం పచ్చతోరణం, సీతారామ కళ్యాణం, శాంతినివాసం, వెలుగు నీడలు. (1960 డిసెంబరు 31వ తేదీలోగా సెన్సార్ అయిన చిత్రాలు మాత్రమే పోటీకి అర్హమవుతాయన్న విషయం పాఠకులకు విదితమే.)

"గురుదక్షిణ"

అజంతా ఫిలిమ్స్ వారి గురుదక్షిణ సాంఘిక చిత్రం షూటింగు జనవరి 31వ తేదీ సాతనూరులో ఔట్‌డోర్ ఎర్కిట్‌లో ప్రారంభమైనది. కృష్ణకుమారి, చలంలతో సాతనూరు డామ్ వద్దనున్న అతిసుందరమైన ఉద్యానవనాలలో రెండుపాటలు చిత్రీకరించ బడినవి. షూటింగ్ సమయంలో ప్రఖ్యాత దర్శకులు తాతినేని ప్రకాశరావు హిందీనటుడు రాజేంద్ర కుమార్, బి. సరోజాదేవి వచ్చారు.

ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరుకు పూర్తిచెయ్యాలని నిర్మాతల సంకల్పం.

దర్శకుడు కె. హేమాంబరధరరావు, సంగీతం: చలపతిరావు, కెమెరా: సి. నాగేశ్వరరావు, కథ, మాటలు: ప్రత్యగాత్మ, పాటలు: శ్రీశ్రీ. ఈ చిత్రంలో ఇంకా గుమ్మడి, పద్మనాభం, కుటుంబరావు మున్నగువారు నటిస్తున్నారు.

'అపూర్‌సంసార్'కు అఖండ గౌరవం

ప్రెసిడెంట్ కెన్నడీ తిలకించగలరట

అమెరికాలోని భారత రాయబారి శ్రీ ఎం. సి. చాగ్లా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ప్రెసిడెంట్ కెన్నడీ సతీ సమేతంగా ఈనెల 16వ తేదీన సత్యజిత్‌రాయ్ నిర్మించిన 'అపూర్ సంసార్' చిత్రాన్ని తిలకించ నున్నారు. ప్రెసిడెంట్ కెన్నడీ హాజరు కానున్న అనధికార కార్యక్రమాలలో ఇది ఒకటి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ఆదే తేదీన (ఈనెల 16) పూర్వా ప్రొడక్షన్స్‌వారు విశాఖపట్టణంలోని పూర్ణాథియేటరులో ప్రదర్శించడానికి నిశ్చయించారు.

'అపూర్ సంసార్' చిత్రం ఇప్పుడు న్యూయార్కులోను, అమెరికాలోని ఇతర ప్రముఖ నగరాలలోను పత్రికలు, ప్రేక్షకులు, విమర్శకుల విశేష ప్రశంసలు అందుకొంటూ దిగ్విజయంగా ప్రదర్శింప బడుతున్నది.

'వారంట్' చిత్రంలో షకీలా

ప్రభుత్వ బహుమతుల పోటీకి 8 బెంగాలీ చిత్రాలు

ప్రభుత్వ బహుమతుల పోటీలో పాల్గొనడానికి అర్హమైనవిగా 11 చిత్రాలను కలకత్తా ప్రాంతీయ సంఘం సిఫార్సు చేసింది. వాటిలో 8 బెంగాలీ చిత్రాలు, 3 ఒరియా చిత్రాలు. బెంగాలీ చిత్రాలపేర్లు వాటి దర్శకులపేర్లు ఈ క్రింద ఇవ్వబడినాయి:

1. దేవి (సత్యజిత్‌రాయ్), 2. 'క్షుదితపాషాణ్' (తపన్ సిన్హా), 3. 'గంగ' (రాజేన్‌తరఫ్‌దార్), 'ఖోకాబాబుర్ ప్రత్యబర్తన్' (విభూతిలాహా), 5. 'శేషపర్యంత'(సుధీర్‌ముఖర్జీ), 6. 'మేఘేఢకతారా' (ఋత్విక్‌ఘటక్), 7. 'రిక్షా' (సుశీల్ మజుందార్), 8 'బైశేశ్రావణ్' (మృణాల్‌సేన్).

'నిరపరాధి'

శ్రీ గంగాధర్ ఫిలింస్ వారి తొలి చిత్రం 'నిరపరాధి' త్వరలో విడుదలకాగలదని తెలుస్తున్నది. జి. వరలక్ష్మి, రాజసులోచన, శివాజి, శ్రీరాం నటించిన ఈచిత్రానికి నిర్మాత: శ్రీగల్లా గంగాధర్ నాయుడు. మాటలు: శ్రీ తాండ్రసుబ్రహ్మణ్యం, పాటలు: వేణుగోపాల్, సంగీతం: ఎం. రంగారావు.

టాగూరుపై సోవియట్ డాక్యుమెంటరీ నిర్మాణం

రవీంద్రనాథ్ టాగూర్ శతజయంత్యుత్సవ సందర్భంగా మాస్కో డాక్యుమెంటరీ ఫిల్ము స్టూడియో ఆయన జీవితం గురించి, కృషి గురించి ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మిస్తున్నది. టాగూర్ రచనలు సోవియట్ దేశంలో గొప్ప ప్రజాదరణ చూరగొన్నాయి. ఈచిత్రంలో టాగూర్‌ను ఒక గొప్ప మానవతావాదిగా రచయితగా మాత్రమేకాక, ఒక ప్రముఖ వ్యక్తిగా, విద్యావేత్తగా, చిత్రకారుడుగా, సంగీత విద్వాంసుడుగా కూడా చూపడం జరుగుతుంది.

బ్రిటిష్ రాణి సమక్షంలో అగ్రశ్రేణి నాట్యతారల నృత్యప్రదర్శనలు

బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ మద్రాసు నగరాన్ని సందర్శించే సందర్భంలో ఫిబ్రవరి 19వ తేదీన ఆమె సమక్షంలో నాట్యతారలు వైజయంతిమాల, పద్మిని, కమలాలక్ష్మణ్ నృత్యప్రదర్శనలు ఇవ్వనున్నారు. అగ్రశ్రేణికి చెందిన ఈ నర్తకీత్రయం ఒకే సందర్భంలో నృత్యప్రదర్శన లివ్వడం ఇది వరకెన్నడూ జరగలేదు. ఈ అపూర్వ అవకాశం కోసం నగరంలోని కళాకారులు యావన్మందీ అత్యుత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ నృత్యప్రదర్శనలు మద్రాసులోని ప్రభుత్వ భవనంలో జరుగుతాయి. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికై ఈ ముగ్గురు తారలు షూటింగ్ కార్యక్రమాలను వాయిదా వేసుకొని నిర్విరామంగా రిహార్సల్సు జరుపుతున్నారు.

'జిస్ దేశ్ మే గంగా బహతీహై'

'జిస్‌దేశ్‌మే గంగాబహతీహై' చిత్రంలో పద్మిని

నేరస్థుడు కూడా ఒకరకం రోగ పీడితుడు. అతన్ని నీచంగా చూసి, సంఘం నుంచి వెలివేయడంకాదు మనం చేయవలసింది. సానుభూతి చూపి, సహజమైన పరివర్తన అతనిలో తీసుకొనిరావడం మానవుల మయిన మన ధర్మం. ప్రేమ, సానుభూతులే అతని రోగానికి చికిత్సలు. ఈ చికిత్స భారతదేశానికి సంప్రదాయసిద్ధమైనది. విస్మృతిపథంలో పడిపోయిన ఈ సత్యాన్ని మరొకసారి జప్తికి తెచ్చి ప్రజానీకాన్ని జాగృతం చేయడం రాజ్‌కపూర్ నిర్మించిన 'జిస్ దేశ్ మే గంగా బహతీ హై' చిత్ర లక్ష్యం. గాంధిమహాత్ముని కారుణ్య దృక్పథం ఈ చిత్రానికి ప్రాతిపదిక. రోగాన్ని నిర్మూలించాలి. వాని రోగిని కాదు. నిర్మూలించవలసింది నేరాన్ని. నేరస్థుని కాదు. నేరాన్ని అంతం చేయడానికై నేరస్థుడినే అంతం చేయడం మానవుడైన వాడుచేయదగిన పనికాదు. "దుష్టశిక్షణ" అన్నది మహాత్ముని ఆశయం కాదు. సమాజం ఈ విషయాన్ని సర్వవేళల మననం చేసుకోవాలి. ఈ చిత్రం ఈ మహదాశయంతోనే నిర్మింపబడింది.

రాజకపూర్‌నిర్మించిన చిత్రాలన్నీ ప్రయోజనాత్మకమైనవే. సమాజం నేరస్థులను ఏవిధంగా తయారు చేస్తున్నదో 'ఆవారా' చిత్రంలో చూపించాడు రాజకపూర్. 'శ్రీ420'లో ప్రజలకు ఆశ చూపి మోసం చేసే దగాకోర్లనూ, దగాపడిన తమ్ముల జీవితాన్ని చిత్రీకరించాడు. 'జాగ్‌తేరహో'లో సమాజానికి అసలైన చీడపురుగులు ఎవరో చూపించాడు. "జిస్‌దేశ్‌మే......" చిత్రంలో సమాజానికి దూరంగా, దానికి శత్రువులుగా, నీచంగా చూడబడుతూ బ్రతికే బందిపోటుల దారుణ జీవిత గాథను చిత్రీకరించాడు. వారిని సమాజంలోనికి సమాదరంగా ఆహ్వానించి, తోటి మానవులుగా గౌరవించమని ఉద్బోధించాడు. సమాజం నేరస్థులకు ఉపాధి కల్పించకపోతే నేరం అన్నది వంశ పారం పర్యమైన వృత్తిగా మారుతుందని హెచ్చరించాడు.

ఇంత గొప్ప ఆశయంతో నిర్మించిన చిత్రం ఎంత హృదయంగమంగా వుంటుందో మనం కొద్ది రోజులలో చూడ గలుగుతాము. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విజయవాడ అలంకార్‌లో విడుదల అవుతున్నది. రాజకపూర్, పద్మిని, ప్రాణ్, లలితా పవార్ మున్నగువారు నటించిన ఈ చిత్రానికి రాధూ కర్మాకర్ దర్శకుడు. సంగీతం: శంకర్, జైకిషన్, ఆంధ్రలో ఈ చిత్రాన్ని నవయుగవారు విడుదల చేస్తున్నారు.

'బాటసారి' చిత్రంలో భానుమతి, వి. ఆర్. పంతులు

మనలో మనమాట

బాలలా!

"కలంస్నేహితుల క్లబ్బు"లో చేరడానికి అనేకమంది — చిన్నారి తమ్ముళ్ళూ, చిన్నారి చెల్లెళ్ళూ కూడా సిద్ధపడుతూ ఉత్తరాలు వ్రాశారు. మీ ఉత్సాహం నాకు చాలా సంతోషం కలిగించింది.

కొందరు కొన్ని సందేహాలు కూడా వెలిబుచ్చారు. దీనికి 'వయస్సు పరిమితి వుందా' అని ఒకరు అడిగారు. చిన్నారి చెల్లెళ్లు ఒకరిద్దరు 'ఆడపిల్లలు చేరవచ్చునా?' అని ప్రశ్నించారు.

అందరూ చేరవచ్చు. వయస్సు పరిమితి ఏమీ నిర్ణయించలేదు. కాని విద్యార్థులు 18, 20 సంవత్సరాల లోపువారు క్లబ్బులో సభ్యులుగా చేరి, తమ తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు ఉత్తరాలు వ్రాస్తూ, కలంస్నేహాన్ని పెంపొందించుకోవచ్చు. ఇంతకుమించిన వయస్సుగల వారికి కూడా క్లబ్బులో సభ్యత్వం యివ్వడాన్ని గురించి ఒకరు వ్రాశారు.

కలం స్నేహితుని శీర్షికను ప్రారంభించిన తమ్ముడు చిరంజీవి కాట్రగడ్డ విష్ణు, ఇప్పుడు బాపట్లలో వున్నాడు. అతని చిరునామాకూడా ప్రచురిస్తున్నాను. మీపేరు దగ్గర నెంబరు వుంది చూడండి. నాకు ఉత్తరం వ్రాస్తే ఆ నెంబరుకూడా కార్డులో వ్రాస్తే నేను కూడా మీకు ఉత్తరాలు వ్రాస్తాను.

చిన్నచెల్లెళ్ల పేర్లదగ్గర. "ఆడపిల్లలతోనే కలంస్నేహం కోరుతున్నాను" అని వుంటే అమ్మాయిలే ఉత్తరాలు రాయాలి.

ఇప్పుడు మీరు నేను యిక్కడ ప్రతివారం ప్రకటించే కలం స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకొని 'కలంస్నేహం' చెయ్యవచ్చు. మీ సరదాలు వారికి తెలియజేయవచ్చు. మీరు సేకరించే తపాలా బిళ్ళల్ని గురించి, చూసే సినిమాల్ని గురించి, చదివే పుస్తకాల్ని గురించి ఒకరి కొకరు వ్రాసుకొని ఆనందించవచ్చు.

అనేకమంది తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఉత్తరాలు వ్రాస్తున్నారు. ఇక్కడ పుస్స స్థలం తక్కువ. మీకు కథలు, వింతలు, విశేషాలు విజ్ఞాన విషయాలూ చెబుతూ వుండాలి. కనుక ప్రతివారం కొందరిపేర్లు, చిరునామాలు నాకు మొదట ఉత్తరాలు అందిన వరుస ప్రకారం ప్రకటిస్తు వుంటాను. మీపేరు వెంటనే పడలేదేమని అనుకోవద్దు. అందరిపేర్లూ వరుసగా వేస్తూ వుంటానని చెప్పానుగా!

చిరంజీవి కాట్రగడ్డ విష్ణు బాపట్ల నుంచి 'రాము' కథతో మరో ఉత్తరం వ్రాశాడు. దాన్ని వచ్చే ఆదివారం ప్రకటిస్తాను.

మీరు ఎవరెవరితో కలం స్నేహం చేస్తున్నదీ ఆస్నేహం ఎలా కొనసాగుతున్నదీ నాకు అప్పుడప్పుడు వ్రాస్తూ వుంటారుగా. నాకు "బాలవినోదం" అన్నయ్య, ఆంధ్రప్రభ, విజయవాడ—2" అని వ్రాయవచ్చు. సభ్యులు వారివారి చిరునామాలకే పరస్పరంగా ఉత్తరాల ద్వారా కలం స్నేహాన్ని, సౌహార్దాన్ని పెంపొందించుకొంటారనే ఆశిస్తున్నాను.

కలం స్నేహితుల క్లబ్బు

1. కాట్రగడ్డ విష్ణు చీరాలరోడ్, బాపట్ల.
2. జి. ప్రమీలాకుమారి. కేరాఫ్ వెంకట రామయ్యగారు, ఎడ్లపల్లి, తెనాలి తాలూకా, గుంటూరుజిల్లా. వయస్సు 16 సం., ఆడపిల్లలతోనే కలంస్నేహం చెయ్యాలని ఈమె కోరిక.
3. గొల్లపూడి గోవిందకృష్ణ, ధర్మసారం విద్యార్థి. కేరాఫ్ జి. రామస్వామిగారు బి.కామ్. బి.ఎల్. అడ్వొకేటు, నాజరుపేట, తెనాలి—1, వయస్సు 12 సం., పుట్టిన తేదీ 1—6—1948. సరదాలు: స్టాంపుల సేకరణ, చదరంగం, క్రికెట్ ఆటలు.
4. గణపతిరాజు మాధవశర్మ ఎస్.ఎస్.ఎల్.సి. "ఏ". జడ్.పి.హెచ్. స్కూల్, పర్వేపట్నం, విశాఖజిల్లా. వయస్సు 13 సం. సరదాలు: ఫొటోగ్రఫీ, స్టాంపుకలక్షన్, పత్రికలకు రచనలు పంపడం, చరిత్రప్రసిద్ధ స్థలాలను చూడటం;
5. బి. సుబ్బారెడ్డి, ఎస్.ఎస్.ఎల్.సి. "ఏ" సి.హెచ్.స్కూల్ కోయిలకుంట్ల, కర్నూలు జిల్లా. వయస్సు 15 సం. సరదాలు: పుస్తక పఠనం, నాటకాలు చూడటం, నాటిలో వేషాలు వెయ్యటం.
6. గండ్లూరు వీరశివారెడ్డి కేరాఫ్ గండ్లూరు వీరారెడ్డి, కోకటం గ్రామం, కమలాపురంతాలూకా, కడపజిల్లా.
7. వందవవు సత్యనారాయణ. కేరాఫ్: వందవవు సుబ్బయ్య, మైలాన్ మార్కెట్, బ్లాక్‌నెంబర్ 89.90 నాగార్జునసాగర్, విజయపురి నార్త్. వయస్సు 14 సం. విహారయాత్రలు, పత్రిక, పురాణగాథల పఠనం,
8. దుర్గాసూర్యప్రకాశరావు, కెల్లపొస్సు, విజయనగరంతాలూకా, విశాఖజిల్లా. వయస్సు: 20. సరదాలు: రేడియో వినడం.
9. సి.హెచ్. నారాయణరావు. కేరాఫ్ పండా రాఘవులు అండ్ సన్స్. బులియన్ మర్చెంట్స్, కొత్తగూడెం. ఆంధ్రప్రదేశ్. వయస్సు 16 సం. సరదాలు: స్టాంపుల సేకరణ.
10. దుగ్గిరాల ఆదిలక్ష్మి, దక్షిణపువీధి. ఏలూరు, పశ్చిమగోదావరి. వయస్సు 9 సం. సరదాలు: బొమ్మలు, స్టాంపులసేకరణ. అల్లికలు.
11. దేవినేని రామకోటేశ్వరరావు, మంగళగిరి, కృష్ణాజిల్లా. వయస్సు 14 సం. సరదాలు: బ్యాట్‌మెంటన్ కథలు చదువుట, సినిమాలు చూచుట.
12. ఏ. గోపీచంద్, సి.వి.ఆర్. జి. ఎం. హెచ్. స్కూల్, గవర్నర్‌పేట, విజయవాడ—2 వయస్సు 13 సం. సరదాలు: బ్యాడ్‌మింటన్, ఫుట్‌బాల్ ఆటలు.
13. వి. అర్జున, మిడిల్‌స్కూల్‌విద్యార్థి, నకిరేకల్, సూర్యాపేటతాలూకా, నల్లగొండజిల్లా, వయస్సు 13 సం.
14. ఉప్పులూరి శ్రీరామమూర్తి, కేరాఫ్. శ్రీ వి. రామనాథం, బి.ఎ.బి.ఎల్ ప్లీడర్, కాకినాడ వయస్సు 10 సం. సరదాలు: ఆటలు, నాటకాలు, ఆల్బమ్.
15. అంక లక్ష్మణరావు. కేరాఫ్ డాక్టర్ ఎల్. లక్ష్మీనారాయణ, దండువారివీధి, కాకినాడ, వయస్సు 10 సం. స్టాంపులసేకరణ, ఆటలు. పఠనం.

(వచ్చేవారం మరికొందరి పేర్లు ప్రచురిస్తాను.)

వచ్చే వారం
బీర్బల్ కథకు
ఎదురు చూడండి

బాలవినోదం

ఇంద్రనాథ్

పూర్వంమేలానా అని ఓదేశం ఉండేది. ఆదేశం రాజు మరణిస్తూ తన కుమారుని మంత్రి దుశ్శీలునకు అప్పగించి అతడు పెద్దవాడు అయ్యేవరకు పరిపాలనాభారం వహించవలసిందని కోరాడు.

పేరుకు తగినట్లే దుశ్శీలుడు చెడ్డవాడు. ఆ రాజ్యాన్ని తానే కబళించి తన కుమారుడు మార్తాండునకు పట్టాభిషేకం చేయాలని ఎత్తువేశాడు. బాలరాజు పేరు ఇంద్రనాథ్.

ఇంద్రనాథుడు తనయెడల మంత్రికి అంతయిష్టంలేదనిగ్రహించాడు. కాని అతడంటే భయం కొలదీతాను ఎక్కడనో ఒక మూల కూర్చుని రోజులువెళ్ళబుచ్చుతూ వుండేవాడు.

రాజుగారి మేడప్రక్కనే ఒక తోట వుంది. ఇంద్రనాథ్ ఒకనాడు మంత్రి చూడకుండా ఆ తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టున పెద్ద దోసపండు కనిపించింది. దానిని తెచ్చాడు. ఎవరికీ చూపించకుండా తను పడుకునే మంచంవిూద తలగడక్రింద దాచాడు.

ఆ రాత్రి నిద్రపోవడానికి ముందు ఒక చాకుతో దానిని రెండు ముక్కలుగా కోసాడు. కానీ ఇంతలోనే మంత్రి ఆటురావడంవల్ల తినకుండానే తలగడ క్రిందనే వాటిని దాచివేసి పడుకున్నాడు.

తెల్లవారింది. నిద్రనుండి మేల్కొని ఇంద్రనాథ్ తలగడ ఎత్తి చూచాడు. ఆశ్చర్యం ! ఎన్నో బంగారు నాణెములు కనుపించాయి. వాటిని ఎక్కడ దాస్తాడు? ఇక చేసేదిలేక ఆ బంగారు నాణెములన్నీ మంత్రి దుశ్శీలున కిచ్చాడు.

దుశ్శీలుడు దురాశా పరుడు. ఏ చెట్టు నుండి ఇంద్రనాథ్ ఆ పండు కోశాడో తెలుసుకున్నాడు. ఆ చెట్టునున్న పండ్లు కాయలు అన్నీ కోసుకురమ్మని ఇంద్రనాథ్‌ను పంపాడు. వాటిని కోసి చూశాడు. గింజలు తప్పితే బంగారు నాణెములు లేవు. మంత్రి ఇంద్రనాథ్‌మీద కోపగించి కేకలు వేశాడు.

మూహాతెలిసిన బాలరాజుకు మంత్రి పలుకులు ములుకులవలె తోచి మనస్సును గాయపరిచాయి. అతడు వాటి సాయంత్రం రెండు దోసపండ్లు తీసుకుని ఎవరూ చూడకుండా రాజప్రాసాదం నుండి వెళ్ళిపోయాడు.

అతడు పసివాడు కదా ! ఎంతదూరం నడుస్తాడు ? ఒక అడవిగుండా నడుస్తూ ఇక నడవలేకపోయాడు. ఒకచోట కూలబడి నిద్రపోయాడు. చీకటి పడింది. ఒక వేటగాడు ఆ దారిని యింటికి పోతూ ఇంద్రనాథ్‌ను చూశాడు. తన ఇంటికి తీసుకుని పోయాడు. తన భార్యకు అప్పగించాడు. ఆ వేటగానికిపిల్లలు లేరు. ఇంద్రనాథ్‌ను ఎంతో ప్రేమతో పెంచుకున్నారు.

అతడు పెద్దవాడైనాడు. విలువిద్యలో ఆరితేరాడు. వేటాడటంలో నైపుణ్యం సంపాదించాడు. ఆయితే ఈ వేటాడటం అంటే అతనికి అంతయిష్టంలేదు. నిజానికి అతడు రాజకుమారుడుకదా ! తనను పెంచిన తలిదండ్రుల అనుమతి తీసుకుని ఇంద్రనాథ్ దేశాటనకు బయలుదేరాడు.

అలా అలా తిరిగి తిరిగి ఒక నగరానికి వచ్చాడు.

ఆ నగరంలో వీధివీధినీ పెద్ద పెద్ద మేడలున్నాయి. నగరం చాలా అందంగా ఉంది. కానీ వీధులు నిర్జనంగా వున్నాయి. ఇంటింటికీ నల్లని జెండాలు వున్నాయి. ఇళ్ళ తలుపులు కిటికీలు మూసివేయబడి వున్నాయి. ఇదేంవిచిత్రం ? ఇదేం విరుద్ధం ? అని ఇంద్రనాథ్ ఆశ్చర్యపోయాడు.

"ఒక్కరూ కనబడరు ఒక్కరూ మాట్లాడరు?" అని బిగ్గరగా అన్నాడు.

ఒక ఇంటి కిటికీతలుపు తెరువబడింది."ఇవాళ మా నగరంలోనివా రందరికీ చెడ్డరోజు. నగరం వెలుపల అడవిలో ఒక రాక్షసుడున్నాడు. అతడు మారాజకుమార్తెను తీసుకుపోయాడు.ఆమెను చంపివేస్తాడు. మేముఅందరం అందుకే విచారిస్తున్నాము. మళ్ళీ ఎవరికోసం వస్తాడో అని భయంతో తలుపులు మూసుకున్నాం. మా దుఃఖానికి సూచనగావున్న నల్లజెండాలను చూడలేదా ?" అన్నారు ఒకరు.

"ఆ రాక్షసుని చంపివేయరాదా ?" అన్నాడు ఇంద్రనాథ్.

"ఆ మాత్రం శక్తిగలవాడు నగరంలో లేడు." అతడు జవా బిచ్చాడు.

ఇంద్రనాథ్ ఆ రాక్షసుడు రాజకుమార్తె వున్నచోటునుగురించిఅడిగితెలుసుకుని అక్కడకు వెళ్ళాడు. ఒకపెద్ద మర్రిచెట్టు దగ్గర రాజకుమార్తె నిలబడి వుంది. ఆమె ఎంతో అందంగా వుంది. రాక్షసుడు ఎక్కడ వున్నాడని ఇంద్రనాథ్ ప్రశ్నించాడు.

"మీ రెవరో ఈ నగరానికి కొత్తగా వచ్చినట్లున్నారు. అతనికంటపడితిరా మీ ప్రాణం దక్కదు. మీరు వెళ్ళిపొండి అతడు యిప్పుడే రావచ్చు" నంది రాజకుమారి.

"మరేం భయంలేదు" అని ఆమెకు అతడు ధైర్యం చెప్పాడు. తన విల్లంబులు తీసాడు. ఒక చెట్టుకొమ్మపై కూర్చున్నాడు. కొంతసేపటికి వికృతంగా అరుస్తూ వచ్చిన రాక్షసునిచూచి ఎరుపెక్కిన బాణాలు ప్రయోగించాడు. అవి ఎవరు వేస్తున్నారో తెలుసుకోలేక ఆ బాణాల బాధ భరించలేక కుయ్యోమొర్రో మని అరుస్తూ ఆ రాక్షసుడు నేల కూలాడు. అతను చనిపోయాడని గ్రహించి చెట్టునుండి క్రిందకు దిగి ఇంద్రనాథ్ రాకుమారి మందారవతిని తీసుకుని నగరంలోకి వచ్చాడు.

"రాక్షసుని చంపివేశాను. అంతా బయటకు రావచ్చు" నని కేకవేశాడు.

ఆ యువకుని రాకుమార్తెను చూచి ప్రజలు గుంపులు గుంపులుగా బయటకువచ్చారు. రాకుమార్తె తలిదండ్రులతో తన్ను కాపాడినది ఆ యువకుడేనని చెప్పింది.

అతడు తను రాజకుమారుడననీ తనపేరు ఇంద్రనాథ్ అనితన వృత్తాంతం చెప్పుకు వచ్చాడు.

ఆ దేశపురాజు తన కుమార్తె మందారవతిని ఇంద్రనాథునకు యిచ్చి పెళ్ళిచేశాడు. మందారవతి ఇంద్రనాథ్‌లు చాలాకాలం సుఖంగా సంతోషంగా జీవించారు.

—రవి



తలగడ క్రింద బంగారు నాణెములను చూసి ఆశ్చర్యపడ్డాడు ఇంద్రనాథ్

కుందేలు-రైతు

అనగా అనగా ఒకరైతు. ఒకనాడారైతు పొలాల్లోంచిపోతుండగా ఒక పొదమాటున కుందేలొకటి కనబడింది. అబ్బ, యే మదృష్టం! రైతు ఆనందంతో యీ విధంగా తలపోయసాగాడు.

"ఈ కుందేలును పట్టి అరరూపాయికు అమ్ముతాను. ఆ అరరూపాయితో చిన్న పందిపిల్లను కొంటాను.

"ఆ పందిపిల్ల పెద్దదయి పన్నెండు పందిపిల్లల్ని పెడుతుంది. ఆ పందిపిల్లలన్నీ పెరిగి మళ్లీ పన్నెండేసి పంది పిల్లల్ని పెడతాయి. వాటినన్నిటినీ అమ్మితే బోలెడంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో చక్కని యిల్లు కట్టిస్తాను. ఇల్లుండగా అప్పుడు పెళ్ళి చేసుకుంటాను. భలే అందమైన పిల్లను పెండ్లాడుతాను. మాకు పిల్లలు పుడతారు. ఆడపిల్లలంతా వాళ్లమ్మలాగా, మొగ పిల్లలంతా నాలాగ ఉంటారు. మొగ పిల్లలు మాత్రం నాలాగే కిల్లాడీలై ఉండాలి.

"నా కొడుకులు పెరిగి పెద్దవాళ్ళయి సేద్యం చేయడం మొదలుపెడతారు. డబ్బు బాగా ఉంటుంది గాబట్టి కోతల సమయంలో కూలీల్ని కూడా పెడతాను.

"నా పెళ్లాం ఇంటిపనుల్లో మునిగిపోయి ఉంటుంది. నేను కిటికీ దగ్గర కూర్చొని అన్నీ ఒక కంట కనిపెట్టి చూస్తూ ఉంటాను. సంసారం పెద్దదయినప్పుడు పెద్ద దిక్కుండాలిగా. నాకొడుకులకు తారిఖ్యం అంటే యేమిటో తెలియదు గాబట్టి తలపొగరుగా వ్యవహరిస్తుంటారు. పొలంలో కూలీలను వేధించుకు తింటారు. అందుకు నేనక్కడే ఉంటాను.

"ఒరే వాంకా, వాస్కా, కోల్కా కూలీల నలా వేధించకండి. ఒకప్పుడు నేనూ వాళ్ళలా బీదవాడినే. అందువల్ల నాకు బీదతనమంటే యేమిటో తెలుసు అని వాళ్లను కూకలేస్తాను", అంటూ రైతు నిజంగానే గట్టిగా కేకవేసేసరికి కుందేలు కాస్తా తుర్రున పారిపోయింది.

విధి లిఖితం

కేరళదేశాన్ని ఒకప్పుడు పరిపాలించిన వీరకేసరి వర్మ సకలశాస్త్రాలు తెలిసిన రాజు. ఆయనకు జ్యోతిషంఅన్నా, హస్తసాముద్రిక శాస్త్రమన్నా ఎక్కువ ఇష్టం.

తన తీరిక సమయాలలో యితరుల జాతకాలు, చేతులు చూసి, వారి అదృష్టం, దురదృష్టం పరిశీలిస్తూ వుండేవాడాయన. ఒకనాడు తన నౌకరు కుంటుకుంటూ నడవడాన్ని గమనించాడు. ఆ అంగవైకల్యంకూడా బ్రహ్మ అతని నుదుట వ్రాసి వుండాలనుకొన్నాడు. దగ్గరకు పిలిచి "నాయక్! నీ చెయ్యి చూపించు" అన్నాడు.

ఆ నౌకరు భయపడుతూనే తన చేతిని చూపించాడు.

"అబ్బా!" అని రాజు నిట్టూర్పు విడిచాడు. అతని చేతి రేఖలు సర్వవిధాలా దురదృష్టాన్నే సూచించాయి.

"నేను రాజునుగదా! నాకు డబ్బుకు లోటులేదు. అధికారానికీ లోటులేదు. ఇతని ఈ దారిద్ర్య పరిస్థితిని మార్చలేనా?" అనుకొన్నాడు ఒక ఉత్తరం వ్రాశాడు.

"నాయక్! దీనిని త్రివూరుకు గొనిపోయి, అక్కడి గ్రామాధికారి రామస్వామి వర్మకు యివ్వు!" అన్నాడు రాజు. త్రోవ ఖర్చులకు నాలుగు రూపాయలు యిచ్చాడు.

నాయక్ ఆ నాలుగు రూపాయలు తీసుకొని యింటికివచ్చి "నేనీనాలుగు రూపాయలతో 30 మైళ్లదూరంలోని వూరు ఎలా వెళ్లగలను? రాజుగారు మాత్రం ఆ మాత్రం ఆలోచించవలదా?" అనుకొన్నాడు.

రాజు నౌకరునుపిలిచి చెయ్యిచూశాడు అతని అదృష్టం ఎలా వుందో అని.

ఇంతలోనే అతని స్నేహితుడు వీరప్ప వచ్చాడు. వీరప్పతో నాయక్ రాజుగారి ఆజ్ఞ వివరించాడు.

"ఓ! తప్పక వెళ్లిరావలసిందే, నేనైతే నాలుగు రూపాయలు యివ్వక పోయినా వెళ్లి వచ్చేవాణ్ణి. రాజుగారు మనకు పని చెప్పడమే అదృష్టం కదా!" అన్నాడు వీరప్ప.

"అయితే, నువ్వేపోయి ఈ ఉత్తరం గ్రామాధికారి రామస్వామివర్మకు యివ్వరా. ఈ నాలుగు నేను రెండు రూపాయలు యిస్తా" నన్నాడు నాయక్.

వీరప్ప సంతోషంతో వెంటనే త్రివూరు వెళ్లాడు. గ్రామాధికారిని కలుసుకొని, ఆ ఉత్తరం యిచ్చాడు. అతని ముఖం సంతోషంతో వికసించింది.

"రావయ్యా! రా! లోపలికి రా! ఇవాళ మదినం ముందు స్నానంచెయ్యి. ప్రయాణంచేసి బాగా అలసిపోయి వుంటావు. తరువాత భోజనం చేద్దువుగాని" అన్నాడు. వీరప్ప స్నానంచేశాడు. దుష్టిగా భోజనం చేశాడు. గ్రామాధికారి తన భార్యకు రాజువ్రాసిన ఉత్తరంలోని సంగతులు వివరించాడు.

"ఏద్మా! ఇతనికి నీ కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యి. నేను ఒక గ్రామాన్ని యితనికి యిచ్చి వేస్తాను. నీ కుమార్తె సుఖపడుతుంది" అని రాజు వ్రాసిన లేఖలోవుంది. తెల్లవారగానే రామస్వామి వర్మ మహా వైభవంతో తన కుమార్తె నతనికిచ్చి పెళ్లిచేశాడు.

మరునాటి నాటి ఉదయం రాజు నిద్రనుండి మేల్కొని బయటకు వచ్చేసరికి నాయక్ మామూలుగా కూర్చునే చోటనే కనిపించాడు. రాజు "వూరు వెళ్లలేదా?" అని అడిగాడు.

"మహారాజా! తమ లేఖను ఒకరిద్వారా అప్పుడే పంపివేశాను" అన్నాడు నాయక్. రాజు మాట్లాడలేదు.

గ్రామాధికారి కుమార్తెను వివాహమాడి వీరప్ప తిరిగి రాగానే, రాజు తన వాగ్దానం ప్రకారం అతనికి ఒక గ్రామాన్ని, డబ్బును, కొన్ని బహుమతులను కూడా యిచ్చాడు. అదిచూసి నౌకరు నాయక్ 'ఎంత దురదృష్టవంతుడను?' అని వాపోయాడు.

రాజు మరోసారి నాయక్ స్థితి మార్చాలని ప్రయత్నించా అనుకొన్నాడు. ఒక పెద్ద బొప్పాయి పండును తెప్పించాడు. అందులో అతి నేర్పుగా కొన్ని రత్నాలను చొప్పించాడు. ఆ పండును నాయక్ కిచ్చాడు.

అది పచ్చిగా ఉన్నట్లు కనిపించడంతో రాజభవనంనుంచి నాయక్ బయటకు రాగానే "ఈ పచ్చి బొప్పాయిపండు ఏంచేసుకొంటాను?" అని వికాకుపడ్డాడు.

పొరుగింటి సోమునాయర్ "ఏమిటి నాయక్! పచ్చి బొప్పాయిపండు-వేమిచేస్తావు?" అన్నాడు.

"అమ్మేస్తాను. నీకు కావాలా! నాలుగణాలిస్తే చాలు" అన్నాడు నాయక్. సోమునాయర్ ముగ్గాపెడితే పిల్లలు తింటారనుకొన్నాడు. అతని భార్య "ఇది ముగ్గినపండే! పైకి అలా కనిపిస్తుంది" అంటూ కోసింది. పండులోని వజ్రాలు, రత్నాలు, కెంపులు, రాలాయి.

"ఆహా! ఎంత అదృష్టం!" అనుకొన్నారు సోము నాయర్, భార్యాను. ఆ రాళ్ళు అమ్మివేశారు. ఆ డబ్బుతో వెంటనే ఒక మేడ కట్టించడం ప్రారంభించారు.

నాయక్ మరునాడు రాగానే అతని ముఖం మామూలుగానే వుండడం చూసి "బొప్పాయిపండ ఏంచేశావు?" అన్నాడు రాజు.

"సోము నాయర్‌కు నాలుగణాలకు అమ్మివేశాను ప్రభూ!" అన్నాడు నాయక్.

'అరె నిర్భాగ్యుడా!' అనుకొన్నాడు రాజు తనలో. ఆ బొప్పాయిపండులో వజ్ర వైడూర్యాలను దాచి యిచ్చిన సంగతి వెల్లడించాడు.

వీరప్ప గ్రామాధికారి కూతుర్ని, గ్రామాన్ని

(మిగతా 7వ కాలంలో)

(8వ కాలం తిరువాయి)

పొందడం, బొప్పాయిపండులోని రత్నాలు అమ్మి సోమునాయర్ మేడకట్టడం చూసి నాయక్ క్రుంగి పోయాడు.

రాజు ఈసారి తనకు పని పురమాయిస్తే ఎవరికీ అప్పగించరాదనుకొన్నాడు. రాజు మరనాడు ఒక లేఖను యిచ్చి "దీనిని దండనాధికారికి యివ్వు!" అన్నాడు.

"వీడు రెండుసార్లు నా ఆజ్ఞమీరి ప్రవర్తించాడు. వీణ్ణి కారాగృహంలో బంధించు!".

అని ఆ లేఖలో వుంది.

ఆ దండనాధికారి నౌకరు నాయక్‌చేతికి బేడీలు వేసి జైల్లో పెట్టాడు. 'విధిలిఖితం ఎలావుందో అది జరిగితీరవలసిందే! దానిని మార్చలేము' అనుకొన్నాడు రాజు కేసరివర్మ.

శ్రీమదాంధ్ర మహాభాగవతం

రచన
శ్రీయామిజాల పద్మనాభస్వామి...

షష్ఠస్కంధం

(గత ఆదివారం సంచిక తరువాయి)

అనంతా!

యీ జగత్తు ఉండడం, లయం పొందడం నీ చేతిలోపని. సృష్టించే వారంతా నీ అంశవల్ల పుట్టినవారే. కాని వారే గొప్పవాళ్లం అని అనుకుంటారు. సర్వస్వతంత్రుడవు నీవు వేరే ఉన్నావనేది వాళ్లకి స్ఫురించదు.

పరమాణువు మొదలు చివరిదైన పరమపదం వరకూ ఉండే వస్తుజాతం అంతా నీవే. వేదాలు చెప్పి వర్ణించేది నిన్నే. గుణాలు మూడూ నీ మాయకు చేయూతలు.

భూమి మొదలుగా ఉండే సప్తలోకాలు ఒకదాని కొకటి పదిరెట్లు అధికమై ఉంటాయి. అదే బ్రహ్మాండకోశం. అలాటివన్నీ అణుస్వరూపంగా నీ కుక్షిలో అణగిఉంటాయి. అలాటి భువనోదరుడవు నీవు యీవాడు నాకు దర్శనమిచ్చావంటే నా అదృష్టం ఏమని వర్ణించుకోగలను!

మహాప్రభూ!

అజ్ఞానాంధకారం కమ్మి, మతిచెడి, సంసారకూపంలో మునిగి కొట్టుకుంటూన్న నన్ను కరుణించి మునుపు నారదమహాముని వీమంత్రం(?) ఉపదేశించి ఉద్ధరించాడు. ఇన్నాళ్లకి మంత్రరూపంగా ఉన్న దివ్యమూర్తిని నిన్ను దర్శించగలిగాను. నీ పాదదర్శనంతో విర్మలుడనయ్యాను.

మిణుగురు పురుగులను ఆధారంగా చేసుకుని సూర్యుణ్ణి చూడలేనట్టు మానవులు కర్మకాండవల్ల నిన్ను దర్శించలేరు. భక్తి ఒక్కటే నిన్ను చూపించేది.

భగవాన్! నమస్కారం. అనుగ్రహించు. బ్రహ్మాదుల స్తోత్రాలతో ప్రసన్నుడవై, భూమి వంతనూ ఆవగింజలా తలమీద ధరిస్తున్న పన్నగేంద్రా! కరుణాసాంద్రా! దయానిధీ! నమస్కారం!'— అని హృష్టంగా నమస్కరించాడు.

విద్యాధరాధిపతి భక్తికి సంతోషించి అనంతుడు

బుద్ధిమంతుడా!

నీ తెలివికి నాకు చాలా సంతృప్తి కలిగింది. నారదుడు, అంగీరసుడు నా తత్వం నీకు ఉపదేశించారు. దానివల్ల నువ్వు నన్ను చూడగలిగావు. నీ కింత భక్తి కలగడానికి వారి ఉపదేశమే కారణం. నీవు తత్వవేత్తలలో ఉత్తముడ వయ్యావు.

యీ భూతములన్నీ నా రూపములే. నేను భూతభావనుడను. బ్రహ్మము, శబ్దబ్రహ్మమూ నేనే. అన్ని లోకాలలోనూ నే నుంటాను. నా వల్ల నే లోకాలు నిలిచి ఉన్నాయి. లోకం అంటే నేను. నేనే లోకం. అలా భావించేవాడే ఉత్తమజ్ఞాని.

నిద్రించేవాడు స్వప్నంలో మారి మేల్కాంచిన తరువాత భిన్నంగా భావించి నప్పుడే నాతత్వం తెలుస్తుంది.

నిద్రలో దేహేంద్రియాలను పెద్దదిక్కి(?) పొందే సుఖానుభూతితోనే మేల్కొన్నాక నన్ను తెలుసుకుని ఆనందించాలి.

ఇంద్రియ వికారాలను జయించినవాడు, మాయావిచేత అవుతాడు(?). వాడే నన్ను తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవడంసే పరమార్థం(?) నేను.

మానవజన్మ దుర్లభం. అత్యం తెలుసుకుని తరించడానికి మానవజన్మమే ఉత్తమ సాధనం. అలాటి జన్మమెత్తి ఆత్మజ్ఞానంలేక పతితుడయేవాడికి సుఖం ఎలా కలుగుతుంది. జన్మమెత్తి వయసు వచ్చినది మొదలు పెండ్లము, పిల్లలూ, ఇల్లూ, ధనార్జన, శరీరసుఖం, భోగాలు — వీటితో కాలం గడిపే మూర్ఖులకు పరతత్వజ్ఞానం కలిగేదెప్పుడు? దుఃఖానికి రావడాలు కర్మ. దానివల్ల వచ్చేది సుఖమే అని అనుకోడం కంటె అవివేకంలేదు. వెదివాయేవారందరూ కర్మబద్ధులైనవారే. వాళ్లగతి చస్తూ ఉండడం, పుట్టుతూ ఉండడమే.

ఐహికాముష్మిక విషయాలతోనూ, వివేకజ్ఞానం తోనూ నడుస్తూ జ్ఞానం విజ్ఞానం ఆర్జించుకున్న బుద్ధిమంతుడు నా భక్తుడవుతాడు. నీవు నారదోపదిష్టమయిన తత్వవిద్యను అర్థం చేసుకుని నిన్ను నన్ను ఆరాధించి నా భక్తుడవయ్యావు. నీవు విజ్ఞానంతో నన్ను తెలుసుకుని ఉత్తమభావంతో స్తుతించావు. నీవు ముక్తుడవయ్యావు.'— అని చెప్పి అనంతుడు అదృశ్యుడై పోయాడు.

చిత్రకేతువు అనంతుణ్ణి భావించి పునఃపునః ప్రణామాలు చేశాడు.

తరువాత మళ్ళీ విమానమెక్కి ఆకాశంమీద ప్రయాణం సాగించాడు. ఆలా కొన్ని దివ్యవత్సరాలు జితేంద్రియుడై కులపర్వతాలమీద విహరిస్తూ, సంకల్పసిద్ధిసిద్ధే ప్రదేశాలలో తిరుగుతూ ఉండేవాడు. వాని వైభవానికి ముగ్ధులై సిద్ధులు, చారణులు, గంధర్వులు, మునులు, పరమయోగులు కూడా తమంత తాము వచ్చి స్తోత్రంచేస్తూ ఉండేవారు.

చిత్రకేతువు ఒకొక్కప్పుడు కిన్నరులనూ, యక్షులనూ రావించి హరిభక్తిప్రదర్శకములైన పాటలు పాడిస్తూ, ఆటలాడిస్తూ ఆనందించేవాడు. అందరిని వలయాకారంగా కూర్చోపెట్టి హరినామసంకీర్తనం చేయిస్తూ పరవశుడైపోయేవాడు. తానూ వాళ్లలో కలిసి పాడుతూ, ఆడుతూ, నామసంకీర్తనంచేస్తూ ఆనందాశ్రుధారలతో భక్తిపరవశుడైపోయేవాడు. హరినామసంకీర్తనం, హరికథాశ్రవణం తప్ప చిత్రకేతువుకి యింకోపని లేదు.

హరిభక్తులను చేరి పాదాభివందనంచేయడం ప్రాతఃకాల కృత్యం. వాసుదేవ భక్తులను కూడి వైష్ణవజ్ఞాన పాఠాలు చర్చించడం మాధ్యాహ్నిక కర్మ. హరిపూజ చేయడం సాయంక్రియ. రాత్రి హరినామ సంకీర్తనం,హరిలీలలను వర్ణిస్తూ హరికథలు వింటూ, హరిభక్తులతో ప్రసంగిస్తూ, కృష్ణసేవకులకు సేవలుచేస్తూ తనువును మానసికంగా శ్రీకృష్ణదేవునకు ఉపహారంగా సమర్పిస్తూ పగలూ, రాత్రీ అనే కాలజ్ఞానమే లేక హరిభక్తుడై ఉంటున్నాడు.

హరినామ స్మరణచేస్తూ ఒడలు పులకరించి అనంత బాష్పాలు రాలుస్తూ చైతన్యంలేక ఉండిపోయేవాడు. చిత్రకేతుణ్ణిచూసి విద్యాధరులూ, యక్షగంధర్వులూ, అప్సరలూ హరిని చూస్తున్నంత తృప్తి పడేవారు.

ఒకనాడు చిత్రకేతువు విమానంయెక్కి విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, అప్సరసలు వెంటరాగా వెండికొండవైపు ప్రయాణం సాగించాడు.

విమానం కైలాసాన్ని సమీపించింది. విమానం దిగి ముందుకి వెళ్లాడు. దేవతలు చుట్టూ కొలువుతీరి కూర్చున్నారు. ఆ కొలువులో భద్రాసనంమీద గౌరీదేవితో కూడా శివుడు కూర్చుని ఉన్నాడు.

చిత్రకేతువును గౌరీదేవి శపించుట

వేదాలు ఒకటే ఘోషగా శివుణ్ణి స్తుతిస్తున్నాయి. మౌనులు(?) శివుడు ముక్కుల్లో(?) కనికరించి చూస్తాడా అని బ్రహ్మాదులు ఆకాంక్షగా ఎదురుచూస్తున్నారు శివుణ్ణి. ప్రమథగణాలు చేసే స్తోత్రానికి వెండికొండ అంతా ప్రతిధ్వనిస్తుంది. భృంగి నాట్యం, నాట్యానికి తగినట్లు తక్కా మృదంగ ధ్వనులు హెచ్చరిస్తున్నాయి. మాతృకలు వింజామరలు పట్టుకొని ఇరుపార్శ్వాలా నిలిచి వీస్తున్నారు. నారిచేతులంకణాల ఝణత్కారాలు బ్రహ్మాదులవేదగానానికి శ్రుతి యిస్తున్నట్టున్నాయి. ఈ విధంగా శివుని కొలువు కన్నుల పండువుగా ఉంది.

నిండు కొలువులో శివుడు తొడలమీద భవానిని కూర్చోబెట్టుకుని సానందంగా కూర్చున్నాడు. గౌరి కంఠానికి తన ఎడమచెయ్యి చుట్టి సవిలాసంగా సభావినోదాలు చిత్తగిస్తున్నాడు శివుడు.

చిత్రకేతుడు మెల్లమెల్లగా కొలువులోకి వెళ్లాడు. సభ నాలుగువేపులా తేరిచూశాడు. సదుపక పవ్వాడు(?). అందరూ మంత్రంవేసినట్లు మౌనం వహించారు. చిత్రకేతుడు గౌరి వడెట్టుగా శివుణ్ణిచూసి ఇలా అన్నాడు:

ఏమి టీ వింత! వింత కూడాకాదు. ఎంత సిగ్గుమాలినపని! లోకాలకు గురువట. ధర్మవేత్తట(?)! ఇదరారులు(?), తపోధనులు, పరమయోగులూ ఉన్న సభలో ఆడదాన్ని కౌగలించుకుని పామరుడులాగా కూర్చోడం! తా నెంత యోగీశుడైనా ఏకాంతస్థలంలో ఆడదానితో ఉండాలిగాని, ధర్మస్థానములైన సభలలో యిలా కూర్చోడం సిగ్గుమాలినపని కాదా?

సభ్యులు విన్నారు. అందరికీ ఎందుకో గుండెలు జల్లుమన్నాయి. ఒకరిమొగం ఒకరు చూసుకుని బొమ్మల్లా ఉండిపోయారు. శివుడు చిత్రకేతుని ఆక్షేపణకి ఏమీ అనుకోలేదు. ఒక నవ్వు నవ్వి వూరుకున్నాడు.

'నేను ఇంద్రియాలను జయించినవాడను' అని చిత్రకేతువు అహంకారంలో ఇలా అన్నాడు: తీవ్రమైన బాణంతో కొట్టినట్టు, బాధపడి గౌరీదేవి చివాలున లేచింది. కోపంతో ఆ దేవి ముఖం జేవురించింది. సభను కలయచూసి—

విన్నారా వీడి మాటలు. మేము సిగ్గుమాలిన వాళ్ళమట. ఈ తుంటరి మాకు నీతిపాఠం చెప్పవచ్చాడా? లేక శాసించడానికి వచ్చాడా? ప్రపంచానికి ధర్మసూత్రాలు చెప్పడానికి అవతరించిన ధర్మరాజా వీడు? ఏమిటి వీడి ధైర్యం? ఎక్కడ ఎవరిని ఉద్దేశించి మాటలాడుతున్నానో అనే జ్ఞానం లేకుండా వాటికవచ్చినట్లు వాగుతున్నాడే!

విజ్ఞానవిధులు, ఋషిపుంగవులు, భృగువు, నారదుడు, కపిలుడు, సిద్ధులు, వేద వేదాంతవేత్తలు, మహాయోగులు గుణాతీతుడు, ఈశ్వరుడు అయిన ఈ దేవుణ్ణి ఏ అవస్థలోనూ యిలా ధిక్కరించి మాటాడలేదే? వీడికితెలిసిన ధర్మం వారికి తెలియదా?

శివుడంటే ఎవరో వీడికి తెలియనట్లుంది. ముల్లోకాలదొర యింద్రుడు. ప్రతిదినమూ వచ్చి తన కిరీటమణికాంతులతో యీ దేవదేవుని పాదపీఠానికి నీరాజనం పడతాడు. సృష్టికర్త యీ బ్రహ్మ తన మనస్సులో యీ అభవుని తత్వం పరిశుద్ధ భక్తిశ్రద్ధా భావంతో చర్చించుకుని ఆనందిస్తూ వుంటాడు. ఈ మహాత్ముని రూపం యిలాటిదీ అంటే యిలాటిది అని నిర్ణయానికి రాలేక శ్రుతులు వాటిలో అవి వాదించుకుంటూ వుంటాయి. ఈ కరుణాసముద్రుని రవంతదయకు పాత్రములై ఈరేడులోకాలూ భద్రంగా ఉంటున్నాయి. పర్వేశ్వరుడు, పావనహరకుడు, అష్టైశ్వర్యనిధానుడు, ఆత్మారాముడు సాధు సంపన్నుడు ఈ శివుడు. యిలాంటి దేవదేవుణ్ణి దురహంకారంతో యీ దుష్టుడు తారతమ్య జ్ఞానం లేక, నిండుసభలో ధిక్కరించి ఆక్షేపిస్తాడా? ఏమిటి వీడి మొండితనం? రవంత హరిభక్తి కలుగగానే కళ్ళు నెత్తికొచ్చాయేం వీడికి? ఇలాటి ఆత్మజ్ఞానంలేని వీమడు(?) హరిభక్తులలో చేరడానికి తగడు. వీడి పదరుబోతుతనానికి ప్రాయశ్చిత్తం చేయవలసిందే.

ఓరీ దురాత్మా!

నీవే యింద్రియ విజేతవని అనుకోకు. చిన్నా, పెద్దా తారతమ్యం గుర్తింపలేక, యీ దేవదేవుణ్ణి అధిక్షేపించినదానికి నీ కిదే శాస్తి. రాక్షసుడవై పుడతావు పో! అని శపించి,

ఇకనైనా బుద్ధి తెచ్చుకుని బ్రతుకు. మహాత్ముల వెదిరించి దూషించకు—అని తన పీఠంమీద కూర్చుంది.

చిత్రకేతుడు మెల్లమెల్లగా దేవిసమీపానికి వచ్చి ఆమెపాదాలకు సాష్టాంగంగా నమస్కరించి, లేచాడు. రెండుచేతులూ జోడించి,

జగజ్జననీ!

శాంతించు. నీ తిట్టు ఇదిగో దోసిలిపట్టి స్వీకరిస్తున్నాను. ఒక్క మనవి వినుమమ్మా!

తొలిజన్మలో చేసిన కర్మం ననుసరించి సంసారబంధం వస్తూవుంటుంది. ఆబంధానికి చిక్కుకుని అజ్ఞానులైన జంతువులకు సుఖదుఃఖాలు తప్పవు. సంసారస్వభావం అది. కర్మలకు వశులైన వారు అస్వతంత్రులు. కనుక, కర్మఫలరూపంగా వచ్చేసుఖదుఃఖాలనువారు అనుభవిస్తూవుంటారు. దానికి ఎవడమ్మా కర్త?

శాపం, అనుగ్రహం; స్వర్గం, నరకం; సుఖం, దుఃఖం గుణబద్ధులకు సమానమే తల్లీ!

భగవంతు డొక్కడే స్వతంత్రుడు. ఆతని మాయావిలాసమే యీ జగాల సృష్టి. ఆ యీ జంతువుల సంబంధ బాంధవ్యాలు, శత్రుత్వమిత్రత్వాలూ, కష్ట సుఖాలూ, కల్పించేవాడు ఆ పురాణపురుషుడేనమ్మా!

సృష్టి తనదే అయినా, యీ సుఖదుఃఖాది ద్వంద్వాలకిమాత్రం తాను అంటక నిష్కళంకుడై, వేరేవుండి ఈ జీవుల స్థితిగతులను చూస్తూ వుంటాడు. అది అదొక లీల! ఇలా ఈ సృష్టిప్రవాహంలో కొట్టుకునివస్తున్న దేహికి సతులెవ్వరు? సుతు లెవ్వరు? చుట్టాలెవరు? హితు లెవ్వరు? అహితు లెవ్వరు? జగదాంబా! అంతా జగదీశ్వరుని కల్పన. ఈ వికారాలన్నీ ఆ నిర్వికారుడికి ఎప్పుడూ ఉండవు. రాగం, యోగం, రోషం, ఇవి ఆ నిర్లిప్తునకు ఉండవు. ఆ ఈశ్వరుని మాయాగుణవిలాసాలే జంతువులకు వీటిని కలిగిస్తూ వుంటాయి. తెలిసిందా తల్లీ! నిన్ను ఎవరో తెలుసుకుని నమస్కరిస్తున్నాను. నన్ను అనుగ్రహించు జగన్మాతా! నువ్వు నన్ను శపించావని కోపం లేదు సరేగదా, భయమూ లేదు. దాని కేమి? తల్లులు పిల్లలను అంటారు, ఆదరిస్తారు. జగజ్జననివి నిన్ను ఆక్షేపించానేఅని ఆ దోషానికి భయపడుతున్నాను. అంతే. వస్తాను—అని శివశక్తులకు నమస్కరించి, సంతోషంగా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. చిత్రకేతుని తత్వోపన్యాసం విని, శివుడేకాక, గౌరీదేవికూడా ప్రసన్నురాలై పోయింది.

తరువాత శివుడు బ్రహ్మాదులను హెచ్చరించి, పార్వతిని చూసి,

గౌరీ!

హరిభక్తు లెంత నిస్పృహులై వుంటారో నీకు అర్థమయిందా? హరిభక్తులకు అందరూ ఒకటే. వారికి స్వర్గానరకాలంటే తృణప్రాయం. సుఖం, దుఃఖం, కోపం, తాపం, సంతోషం, సంబంధం, యిలాంటివి వారికి ఉండవు. ఇంకో విశేషం.

నేను,కుమార,నారదాదులు, బ్రహ్మ, ఇంద్రాదులు, యీ యోగులు ఋషులు, ఆ వాసుదేవాంశవల్ల జన్మించినవారం. అయినా ఆ తత్వం మా కెంత విచారించినా అందనిదయ్యే వుంటుంది.

హరి సర్వేశ్వరుడు, సర్వసముడు, అంతా తానే అయివుండేవాడికి వాడు యిష్టుడు, వీడు అనిష్టుడు అనే భిన్నభావమే లేదు. తానే భూతాత్మ. ఇక తనకి వైరం, మైత్రి, ఎక్కడివి? ఆదిపురుషుడు హరి.

చూశావా! చిత్రకేతు డెంత శాంతుడో! విష్ణుభక్తులలో ముందెన్నతగినవాడు చిత్రకేతువు. హరిభక్తితో యిప్పుడు. వానిభక్తికి సంతోషించి, తనంతట తాను అనంతరూపంతో దర్శనం యిచ్చి నీవు ముక్తుడవు అని చెప్పాడు. అలాంటి యోగ్యుడు చిత్రకేతువు. నీ శాపానికి తిరిగి శాపం యివ్వగల సమర్థుడు సుమా! కానీ అలాంటి పాపకార్యం చెయ్యలేదు. సరేకదా, నిన్ను అన్నాననీ— విచారించాడు. అంత ఉత్తముడు. చిత్రకేతువంటే నా కెంతో ప్రేమ. తొందరపడ్డావు. తప్పు దేమున్నా ఏం ప్రయోజనం?

గౌరీ!

చిత్రకేతువు నీ తిట్టుకు చలించలేదనీ, తత్వోపన్యాసం చేశాడనీ ఆశ్చర్యపడుతున్నావా? ఆత్మప్రవృత్తి అలాగే వుంటుంది. నారాయణునకు నచ్చిన భక్తుల స్వభావం అలాగే వుంటుంది అని వూరుకున్నాడు.

గౌరీదేవికి ఆశ్చర్యంపోయి, ఆనందం, శాంతం, కలిగాయి. మనసులో అనుకుని ఉంటుంది హరిభక్తుణ్ణి శపించానే అని.

రాజా!

చిత్రకేతుడు భాగవతశేఖరుడు. హరితత్వాన్ని విస్పష్టంగా తెలుసుకున్న జ్ఞాని. కనుక, ప్రతిశాపం యివ్వడానికి సామర్థ్యం ఉన్నా, అలాంటి పని చేయక, నవ్వుతూ వెళ్ళిపోయాడు. గౌరి శాపానికి చలింపలేదు. పరమశాంతంగా ఆ తిట్టు తిని వెళ్ళిపోయాడు. అంతటి శాంత హరిపదసేవనంతో సాధుజీవులై పరమపావనులైనవాళ్లకి తప్ప అందరికీ ఉంటుందా?

ఆ చిత్రకేతువే విశ్వరూపుడు. ఇంద్రునిచే దారుణంగా మరణించిన తరువాత త్వష్ట చేసిన మారణయజ్ఞంలో దక్షిణాగ్నియందు దానవుడై పుట్టినవాడు. వాడే వృత్రుడు.

పూర్వజన్మలో అసాధారణమయిన భక్తియోగములో హరిని మెప్పించినవాడు కనుక, దానవుడై పుట్టినా వాడికి నారాయణభక్తి వదలలేదు.

ఈచిత్రకేతూపాఖ్యానం భక్తిశ్రద్ధలతో చదివినా, విన్నా, వివిధ దుష్కర్మ ఫలాలూ నశిస్తాయి. సిరిసంపదలు, భోగభాగ్యాలు దీర్ఘాయురారోగ్యాలూ లభిస్తాయి. ఇల్లు సుఖంగా వెళ్ళుతుంది. గృహస్థులు బంధుమిత్రాదులతో కలకలలాడుతూ కాలం వెళ్ళిస్తారు. పరమపురుషుని పాదాలపై భక్తి కలిగి నిత్యసదర్థవిజ్ఞానం అభివృద్ధి అయి ఇతర జన్మాంతమందు ముక్తు లవుతారు.



“నిండు కొలువులో శివుడు తొడలమీద భవానిని కూర్చుండబెట్టుకొనుట చిత్రకేతుడు చూచి, ఏమిటీ వింత: సిగ్గుమాలినపని యని ఆక్షేపించెను.”

సవిత్రు వంశకథ

యిది త్వష్టృవంశ వృత్తాంతం అర్వాతివాడు సవిత. సవితవంశం చెప్తున్నాను విను:

సవితకు ముగ్గురు భార్యలు. పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అని వాళ్ళ పేర్లు. సవితవల్లయందు అగ్నిహోత్రములను, పశుసోమ పంచయజ్ఞాలను కన్నాడు.

భగుని భార్య సిద్ధి. ఆదంపతులకు మహిముడు అనుభవుడు, విభువుడు, అని ముగ్గురు కొడుకులు. ఆశిష్ష అనే కూతురూ పుట్టారు. ఆశిష్ష గుణవంతురాలు. బుద్ధిమంతురాలు. సాధుశీల, సర్వలోకారాధ్య అయింది.

ధాత భార్యలు కుహూ, సినీవాలి, రాక, అనుమతి అని నలుగురు. కుహూ కొడుకు సాయం. సినీవాలి కొడుకు దర్శాఖ్యుడు, రాక కొడుకు ప్రాతర్నాముడు, అనుమతి కొడుకు పూర్ణిమాఖ్యుడు.

విధాత క్రియా అనే భార్యయందు అగ్ని, పురుష్యాదులను కన్నాడు.

వరుణునిభార్య చర్షణి. వారికి భృగువు, వాల్మీకి అని యిద్దరు కొడుకులు పుట్టారు. వాల్మీకి మహాయోగి అయ్యాడు.

మిత్రావరుణులకు పూర్వశి సందర్శనం వల్ల తేజస్ఖలనం కాగా, ఆ తేజస్సును కుండలో ఉంచగా, దానివల్ల అగస్త్యుడు, వశిష్ఠుడూ పుట్టారు.

మిత్రావరుణులలో మిత్రుడికి రేవతియందు అరిష్ట పిప్పలులనే కొడుకులు పుట్టారు.

ఇంద్రుడికి పౌలోమ (శచి) యందు జయంతుడు, ఋషభుడు, విదుషుడు, అని ముగ్గురు కొడుకులు కలిగారు.

వామనుడైన త్రివిక్రమునకు కీర్తి అనే పత్నియందు బృహచ్ఛ్లోకుడు అనే కొడుకు పుట్టాడు. వానికి సౌభగాదులు కలిగారు.

మహాత్ముడయిన కశ్యపునికి అదితియందు వామనుడు జన్మించడం మొదలైన విశేషాలు తరువాత చెప్తాను.

కశ్యపునివల్ల దితియందు కలిగిన దైత్యుల వంశకథ చెప్తాను విను.

భాగవత శేఖరుడు ప్రహ్లాదుడు, వదాన్యపుంగవుడు బలి దితి సంతతిలో అందరికీ గణనీయులయినారు. దితికొడుకులలో మహాబలులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడునున్నూ, హిరణ్యకశిపునికి జంభాసురుని పుత్రిక కయాధువు అనేది భార్య అయింది.(ఈమెకు ఇంకోపేరు దత్త) ఆదంపతులకు ప్రహ్లాదుడు,అనుహ్లాదుడు, సంహ్లాదుడు,హ్లాదుడు అనే నలుగురు కొడుకులు సింహిక అనే కూతురూ కలిగారు.

సింహిక విప్రచిత్తు అనే దానవునివల్ల కన్నకొడుకు రాహువు. అమృతపానం సందర్భంలో హరి ఆ రాహువు శిరస్సు చక్రంచేత ఖండించాడు.

ప్రహ్లాదుని సంతతి తరువాత చెప్తాను.

సంహ్లాదునకు గతి అనే భార్యయందు పంచజనుడు అనేవాడు పుట్టాడు.

హ్లాదునకు ధమని అనే భార్యయందు వాతాపి, ఇల్వలుడు అనే కొడుకులు పుట్టారు. ఇల్వలుడు వాతాపిని మేకగామార్చిఅగస్త్యునికివండిపెట్టాడు. అది తెలుసుకుని ఆ యిద్దరినీ తుదముట్టించాడు.

అనుహ్లాదుడికి సూర్మ్య అనే సుదతియందు బాష్కలుడు, మహిషుడు, అనే కొడుకులు కలిగారు.

ప్రహ్లాదుని భార్య దేవి. వారి కొడుకు విరోచనుడు. విరోచనుని కొడుకు బలి. బలిభార్య అశన. ఆ దంపతులకు నూర్గురు కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడు బాణుడు.

బలి గొప్పతనం తరువాత చెప్తాను.

బాణుడు పరమ శివుణ్ణి నిండుభక్తితో ఆరాధించి, ప్రమథగణాలకు ముఖ్యుడయ్యాడు. శివుడు బాణుడికి పార్శ్వవర్తియై వుంటాడు యిప్పటికిన్నీ.

ఇలా వీళ్లేకాక, దితి సంతానం మరుద్గణం అని నలభై తొమ్మిదిమంది ఉన్నారు. వాళ్ళకు సంతానం లేదు. వాళ్ళందరూ ఇంద్రుడితోపాటే దేవతలు అయ్యారు. అని చెప్పగా పరీక్షిత్తు:

మునీంద్రా!

వచ్చగడ్డి మర్యాదస్తే(?) భగ్గున మండిపోయే శత్రుత్వం కలవారు ఆదితేయులూ, దైతేయులున్నూ. అలాటి దైత్యులు ఇంద్రునితో సమంగా దేవత్వం ఎలా పొందగలిగారు? అది విస్తరించి చెప్పవలసిందని వేడుకుంటున్నాను—అని అడగా శుకుడు వివరించి యిలా చెప్పాడు.

విష్ణువును వెనుక నుంచుకుని యింద్రుడు తన కొడుకుల్ని సమయం దొరికితే చాలు, సంహరించి పారేస్తున్నాడు. అని దితికోపంతో తాపంతో మగ్గిపోయింది. నా కొడుకులు వీడికి సోదరులు కారా? వాళ్ళమీద వీడి కెందు కింత పగ? వీడు భ్రాతృఘాతకుడు. మహాపాపి. స్వార్థపరుడు నా కడుపున యింత చిచ్చుపెడుతున్న వీణ్ణి కాల్చే దాకా నాకు శాంతి ఎక్కడిది? వీణ్ణి తినేసే కొడుకుని ఒక్కణ్ణి కన్నానా? వాడిపోరు తప్పిపోయి, నా కొడుకులు సుఖపడతారు. నా భర్త అనుగ్రహం సంపాదించుకుంటే యీ పీడ వదిలిపోతుందిఅని అనుకున్నది.

ఆనాటినుండి దితి పతికి అడుగులకు మడుగులొత్తుతూ, సేవలు చేయ నారంభించింది. కాలు కిందికి పెట్టనీకుండా కనుసన్నలలోనే పతి అభిప్రాయం తెలుసుకుని పరిచర్యలు చేయసాగింది తేనెలొలికే మాటలతో, నవ్వులు మెరిసే కనుచూపులతో అమృతాన్ని మించిపెట్టే భోజనంతో పతిని మెప్పించింది.

ఒయ్యారపు నడకలతో మందస్మిత మధుర వదన విలాసాలతో, సుందరాకారంతో, నిమషానికొక కొత్త వేషభాషలతో కశ్యపుని మనస్సు కదిలించింది.

కమ్మని పువ్వుల సుగంధాలు వ్యాపించే పూవుటేరాలలో జలవిహంగ మానసిక కూచితాలలో, కలకలలాడే సరోవరాల జలకేళులతో, అంగరాగాలూ పూతలతో,కాకలికలితగానంతో సమ్మోహనమూర్తియై పతి మనస్సుని లోగొన్నది.

దితి ఆడినదిఆట, పాడినది పాటగా కశ్యపుడు ఆమె గీచినగీటు దాటకుండా ఆజ్ఞాపెట్టినట్లు కట్టుబడి పోయాడు.

దితి ముసిముసి నవ్వులతో ఎదురుగా నిలిస్తే, కశ్యపుడు బ్రహ్మానందాన్ని చూసినంత ఆనంద పరవశు డైపోతున్నాడు.

దితి కౌగిలిలో చిలకలా అణిగిపోయి జగమే మరచిపోయాడు కశ్యపుడు.

అన్నీ తెలిసిన కశ్యపునంతవాడు పూబోడి వలపు తెరమీది బొమ్మ అయిపోయాడంటే ఇక సామాన్యుడైన మగవాడు మగువ చరణదాసు డవుతాడంటే సందేహమా?

కొయ్యబొమ్మలులా వుండే పురుషునికి చలనం కలిగించడానికి బ్రహ్మ స్త్రీలను సృష్టించాడు. కనుక మగవాడు మగువకు లొంగిపోతాడనడం వింతకాదు.

తనువూ, మనసూ దితికి సమర్పించడానికి కశ్యపుడు సన్నద్ధుడై పోయాడు.

సుందరీ!

నీ పరిచర్యలకు సంతోషించాను. ఏమి కావాలో కోరుకో అన్నాడు. నీ యిష్టమే అన్నది నవ్వుతో దితి.

అలా కాదు, చూడు ఇటు.

పతి ప్రసన్నుడయితే సతికోరడానికి సందేహించ నక్కరలేదు. సతికి పతియే దైవం. సర్వభూతాల మనస్సులకూ ప్రభువు వాసుదేవుడు. నామరూపాలతో కల్పితులైన దేవతామూర్తులచేతనూ, పురుషులచేతనూ, పతిరూపధారి ఆయిన భగవానుడు సేవింపబడుతూ వుంటాడు.

దానిలో విశేషం ఏమిటంటే,

స్త్రీలచేత పతిరూపంలో సేవితు డవుతాడు. కనుక పతివ్రత అయిన స్త్రీలు శ్రేయస్కాములై ఏకమనస్సులో ఆత్మేశ్వరుడైన పరమేశ్వరుణ్ణే పతిభావంతో సేవిస్తూ వుంటారు. నా రూపంతో పరమేశ్వరుణ్ణే నీవు ఆరాధించినట్లు తెలుసుకో. నేను ప్రసన్నుడ నయ్యానంటే సర్వేశ్వరుడు నీయందు ప్రసన్ను డయ్యాడన్నమాట. దుశ్శీలలైన స్త్రీలకు దుర్లభమయిన వరం నీకు ప్రసాదిస్తున్నాను. కోరుకో. సందేహించకు అని—సంతుష్టిగా అన్నాడు.

ఆ మాటలతో దితిముఖం ఆనందంతో అంతఅయిపోయింది. చేరెడేసి కళ్ళతో వినయం, ప్రణయం ఉట్టిపడేట్టు పతిని చూసి —

ప్రభూ!

ధన్యాత్మురాల నయ్యాను. నాకు నిజంగా వరం యివ్వడానికే యిష్టపడేవాడవయితే, ప్రసాదించు "సమయం వచ్చిందంటే చాలు, నా కొడుకులను హతమారుస్తున్నాడు ఇంద్రుడు. నే నా గర్భశోకం ఎన్నాళ్ళని అనుభవించేది? కనుక, అమిత తేజస్కుడు, ఇంద్రుణ్ణి నామరూపాలు లేకుండా నశింపచేసేవాడూ అయిన కొడుకుని అనుగ్రహించు. వాడు చావులేనివాడై, దేవత్వం పొందేవాడు అవాలి."

అని కోరింది.

దితివరం కశ్యపుణ్ణి ఎదురుగా నిల్చి శూలంతో పొడిచినట్లు తాకింది. ఎంత దుర్మార్గురాలు? దీని కీ మాట నోటంట ఎలా వచ్చింది? అని విని విసలాడాడు. చీకాకు పడ్డాడు. చీదరించుకున్నాడు. దిగులుతో పాగిలిపోయాడు.

ఔరా! ఖర్మ ఎంత బలీయం? అన్నీ తెలిసిన మూర్ఖుడు నావంటివాడు ఇంకొకడుంటాడా? భార్యారూపంలోఉన్న యీ మాయావినికి లొంగిపోయాను. దీని తుచ్ఛ విభ్రమ వికారాలకు ముగ్ధుడనై మతిభ్రష్టుడనై వరం కోరుకో అన్నాను. ఎంత మూఢుణ్ణి.

తేనెల తేట యూరించే మాటలు, పద్మవిలాసాన్ని భంగించే నెమ్మోము, పున్నమనాటి చందమామ వికాసాన్ని తలదన్నే నవ్వులు, వేడిపుట్టించే చేష్టలు, మనస్సు కరగించే పేర్పులూ(?), పువ్వుల పవకాన్ని మించిన ముద్దులు, మోహం దిమ్మరించే చూపులు, ఇవన్నీ పోతపోసి ఈ రూపంతో నన్ను ఇది వివేకభ్రష్టుణ్ణి చేసింది. సమయం మాటి ప్రాచుమిమునాలాగ(?) కాటువేసింది. యీ కామినీ పిశాచాల వికారాలకు లొంగనివాడు ఎక్కడేనా వుంటాడా?

అరెరే! ఈ ఆడవాళ్ళ తత్వం ఇలాంటిదేకదా! తమ ప్రయోజనం కోసం మగడు, కొడుకు అనే భావం లేకుండా వీలైతే తామే లేకపోతే యింకొకరి చేతనైనా సరే తుదముట్టించాలం టెక్షణంలో చేసేస్తారు.

మించిపోయింది. మాట యిచ్చేశాను. చేతులు కాలాక ఆకులు పట్టుకోడం పతిమాలిన పని. అనుకుంటేమాత్రం ప్రయోజన మేముంది? నా మాటకు తిరుగులేదు. వరం యివ్వవలసిందే. మూడులోకాలూ పాలించే దొర ఇంద్రుడు. వాడి ఆయుధం వజ్రం. దానికి ఎదురుందా? ... సరే ఇలా చెప్తాను.

దితీ!

నీకు నువ్వు కోరుకున్నట్టే ఇంద్రుణ్ణి చంపతగినవాడు దేవత్వంలో వాళ్ళకి చుట్టం అయ్యే కొడుకు పుడతాడు. నేను నీకు ఒక వ్రతం చెప్తున్నాను. దానికి పుంసవనం అని పేరు. ఇది ఒక సంవత్సరకాలం నేను చెప్పిన నియమం తు. చ. తప్పక చెయ్యాలి. చేసేవిధం చెప్తున్నాను విను.

పుంసవనం చేసేవిధం

ఏ జీవికి హింసచేసే తలంపు వుండకూడదు. గట్టిగా మాటాడకూడదు. కోపం పరిహరించుకోవాలి. అసత్యం ఆడరాదు. గోళ్ళు, కేశాలు, ఛేదించరాదు. ఎముకలు, పుర్రెలు లాంటి అమంగళ వస్తువులు ముట్టుకోకూడదు. కుండలలో నిలవవుంచుకున్న నీళ్ళతోకానీ, మూతి నీళ్ళతోకానీ స్నానం చేయరాదు. నదీజలాలతోకానీ, తటాకోదకంతోకానీ, స్నానంచేస్తూవుండాలి. దుర్జన సంభాషణ కూడదు. కట్టివిప్పిన చీర కట్టరాదు. పెట్టుకుని వదలిన పువ్వులు పెట్టుకోరాదు. ఎంగిలి అయినఅన్నం, భద్రకాళికి నివేదించిన అన్నం, క్రిమి కీటకాదులు వున్న అన్నం తినకూడదు. మాంసాహారం కూడదు. శూద్రులు తాకిన అన్నం భుజించకూడదు. కేశములు పడినదీ, కాకులు, కుక్కలు, పిల్లులు తాకినదిఅయిన అన్నం తినకూడదు. దోసిటితో నీళ్ళు త్రాగరాదు. సంధ్యాకాలాలలో జుట్టు విరబోసుకుని ఉండరాదు. వ్రతంచేసే యింట్లోంచి బయటకు రాకూడదు. (అంటే వూరకే ఇటు, అటూ తిరగకూడదన్న మాట), అలంకారాలు పెట్టుకునే వుండాలి. మితంగా, వినోదానికి హితంగా మాట్లాడాలి. కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు. తడికాళ్ళతో పవళించరాదు. సంధ్యాకాలాల్లో పడుకోకూడదు. వివస్త్రయైగానీ, పడమటి దిక్కుగా తలవుంచిగానీ, యెప్పుడూ పడుకోరాదు. ఎప్పుడూ తెల్లటి బట్ట లేకట్టుకుంటూవుండాలి. శుచిగా, పవిత్రంగా కలకలలాడుతూ సంతోషంగా ప్రాతఃకాలంలో తూర్పుదిక్కుగా కూర్చుని లక్ష్మీ నారాయణులను ఆరాధించాలి. షోడశోపచారాలూ, పక్రమంగా(?) సమగ్రంగాచెల్లించాలి. ఆవిధంగా అర్చించి, హవిశ్శేషం ద్వాదశాహుతులతో వేల్చించి, నమస్కరించి, భగవన్మంత్రం పదిమార్లు జపించి, స్తోత్రం చేసి, గంధ, పుష్పాక్షతలతో ముత్తైదువలనుపూజించాలి. భర్తను నిండు భక్తితో సేవించాలి. పుత్రుణ్ణే కడుపులో భరిస్తున్నాననే సద్భావంతో సంతోషంగా కాలం గడపాలి.

దీనిని మార్గశీర్ష మాసంలో శుద్ధ పాడ్యమినాడు ఆరంభించి, పన్నెండు మాసాలపాటు నిర్విఘ్నంగాచేసి, చివరిరోజున యథావిధిగా ఉద్యాపన చెయ్యాలి.

నేను చెప్పిన ఈ వ్రతం ఏడాదిపాటు లోటుండాను(?), నువ్వు చేశావంటే నీ కోరిక ప్రకారం కొడుకు పుడతాడు.

అని చెప్పాడు.

దితి సంతోషించింది. వ్రతం చెయ్యడానికి సంకల్పించింది. వ్రతం ఆరంభించింది. పతి అనుగ్రహంవల్ల గర్భవతి అయింది. వ్రతం సక్రమంగా సాగుతూంది.

ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. ఆ గర్భాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలని అనుకున్నాడు. సాధువుగా ప్రవేశించాడు దితి ఆశ్రమానికి వేటగాడు మృగవేషంలో మృగాన్ని మోసగించి పట్టుకోవడానికి వచ్చినట్లు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి సేవచేస్తాడని దితి స్వప్నంలో నేనా అనుకోదు. ఎవడో మంచివాడు వచ్చాడు, పరిచర్య చేస్తున్నాడనే అనుకుంది.

సాధువేషంతో ఉన్న ఇంద్రుడు వేళకి అడవిలోంచి కాయలు, పళ్ళు, పువ్వులూ, పన్నెరా(?)తెచ్చియిస్తూ,యీమె గర్భాన్ని ఛేదించటం ఎలాగ భగవంతుడా అని చూస్తున్నాడు.

వ్రత భంగం కావాలి. ఆమె గర్భం చెడిపోవాలి. సమయం కర్మానుసారంగా సంప్రాప్తించింది.

ఒకనాడు ఆమె సంధ్యాసమయంలో ఉచ్ఛిష్టయై కాళ్ళు కడుక్కోవడం మరిచిపోయింది.

గర్భం తేజోవిశేషంచేత దుర్భరం అయివుండటంవల్ల ఆయాసంతో పడుకుంది. పడుకుని, పడుకోవడంతో గాఢనిద్ర పట్టింది. ఇంద్రుడికి సమయం దొరికింది. యోగమాయా బలంతో ఆమె గర్భంలో ప్రవేశించాడు. వజ్రాయుధంతో గర్భస్థుడయిన అర్భకుణ్ణి ఏడు ఖండాలుగా తెగగొట్టాడు. తనపని సఫలం అయిందని ధైర్యపడ్డాడు.

అంతలో ఆ ఏడు ఖండాలు ఏడుగురు శిశువులై ఏడవటం ప్రారంభించాయి. ఇంద్రుడికి ఆశ్చర్యం మాట అలా వుండగా, హద్దుమీరిన క్రోధం పుట్టుకొచ్చింది. ఛిద్రాడనుకుంటే ఈ తునకలు శిశువులైనాయే! ఏడవకండిరా! ఒరే నోరు ముయ్యండిరా అని వజ్రంతో ఆ శిశువులను ఒక్కొక్కడు ఏడేసి తునకలు అయేటట్లు నరికేశాడు. ఆ నలభై తొమ్మిది ఖండాలు శిశువులై పోయారు. అందరూ సమాన తేజోవిరాజమానులై వున్నారు. ఒక్క సూర్యుడు తేజోహానిలేక నలభై తొమ్మిది రూపాలు ధరించారా అన్నట్లున్నారా అర్భకులు.

ఇంద్రుడు మళ్ళీ నిర్దాక్షిణ్యంగా వజ్రం ఎత్తాడు. అప్పుడే శిశువులు ఇంద్రుణ్ణిచూసి, దీనంగా ఏడ్చి, చేతులు జోడించి, జాలికలిగేటట్లు యిలా అన్నారు:

అన్నా!

నీకు మేము చిన్న తమ్ముళ్ళం కదూ! మమల్ని చంపడానికి నీకు ఎలా చేతులు వచ్చాయి? నీకు మేము అపకారం చేసేవాళ్ళం కాదు. నీ సేవ చేస్తూ నీ ఆజ్ఞకు కట్టుబడి వుంటాము. కనికరించి మమ్ములను విడిచిపెట్టు.

ఆ మాటలకు ఇంద్రుడి మనస్సు కరిగింది. వాళ్ళని జాలిగా చూశాడు. ఆ శిశువులలో నారాయణ తేజస్సు గ్రహించాడు. వజ్రం క్రిందికి దించేసుకున్నాడు. అలాగే కానీయండి అని అభయం ఇచ్చాడు.

ఆనాడు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం బాధించకుండా శ్రీకృష్ణుడు నిన్ను కాపాడినట్లు ఇంద్రుని వజ్రానికి చావకుండా ఆ బాలకులను కడుపులో వాళ్ళని నారాయణమంత్రం కాపాడింది. కొంచెం తక్కువగా ఏడాదిపాటు దితి జపించిన మంత్రం వాళ్ళకి అంగరక్షకం అయింది. ఇంద్రుడూ, ఆ నలభై తొమ్మిదిమంది శిశువులూ, దివ్య తేజస్సుతో దేవతాస్వరూపాలతో బయటకు వచ్చారు.

దితికి తెలివివచ్చి ఎంత తప్పుపని చేశాను! అని గాభరాగా ఇటూ అటూ లేచి చూచింది. ఎదుట అగ్నిశిఖల్లా నలభై తొమ్మిదిమంది శిశువులు ముద్దు మూటకట్టే లేత ముఖాలతో కలకలలాడుతూ వున్నారు. వారిప్రక్కనే వజ్రపాణి స్వరూపంతో ఉన్నాడు. ఇంద్రుణ్ణి చూడగానే దితికి అరికాలిమంట నెత్తికెక్కింది.

అవురా! నిన్ను చంపగలిగే కొడుకు పుట్టాలని నేను వ్రతం చేస్తున్నాను. వీళ్ళు ఎలా వచ్చారు? నువ్వు యిక్కడే ఉన్నావా? ఏమి టీ వింత? ఏమిటి జరిగిందో నీకు తెలిస్తే చెప్పరా!

అని తర్జిస్తూ అడిగింది ఇంద్రుణ్ణి.

ఇంద్రుడు చేతులు జోడించి, దితికి నమస్కరించి—

అమ్మా! క్షమించు. నన్ను చంపగలిగే కొడుకు పుట్టాలని కోరి నువ్వు వ్రతంచేస్తున్నావని నేను సాధువేషంతో నిన్ను సేవించడానికి వచ్చాను. సమయంచూచి నీ గర్భంలో ఉన్న శిశువును చంపాలనే కనిపెట్టుకుని ఉన్నాను. నువ్వు వ్రతసమయంలో నిషిద్ధకర్మ చేశావు. వ్రతభంగం అయింది. నిద్రించావు. అదే సమయమని నీ గర్భంలో ప్రవేశించి, శిశువును ఏడు ఖండాలుగా నరికేశాను. నువ్వు యింతకాలం జపించిన నారాయణమంత్రం ప్రభావం వల్ల వాళ్ళు చావలేదు. అని అంతాచెప్పి,

తల్లీ! నేను కుటిలుణ్ణి. దుర్మార్గుణ్ణి. శిశుహంతను. తల్లివి నువ్వు. నా తప్పు వప్పుకుని నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. కొడుకులు చేసిన తప్పులు తల్లి సహించి, కాపాడకపోతే వాళ్ళకి యింక వేరు దిక్కు? క్షమించు. వీళ్ళు నావాళ్ళు నేను వీరితో ఉండేవాడినే. మా భ్రాతృత్వం ఎడ తెగనిదిగా వర్ధిల్లేట్టు దీవించు. అని పాదాభివందనం చేశాడు.

దితి నిట్టూర్పు విడిచింది. ఇం కేమున్నా ప్రయోజనం లేదనుకుంది. కళ్ళంట కారుతున్న నీళ్ళు పయ్యెద కొంగుతో ఒత్తుకుని అన్నా! ఈశ్వరసంకల్పం అలా వుంది. మీరూ సుఖంగా జీవించండి అని నలభై తొమ్మిదిమందినీ కౌగలించుకుని,

వెళ్ళండి పాపలారా! దేవత్వంపొంది దేవతలతో పాటుగా జీవించండి అని యింద్రుడికి అప్పగించింది. ఇంద్రుడు బ్రతుకు జీవుడా అని వాళ్ళని తీసుకుని అమరావతికివెళ్ళిపోయాడు. వాళ్లే మరుద్గణం. దేవతలతోపాటు వాళ్ళు సోమపాన, హవిర్భాగాలు పొందుతూ హాయిగా ఉన్నారు.

యీ మరుద్గణోత్పత్తి కథ చదివినవారు, విన్నవారూ, పాపాలు నశించి, ఆయురారోగ్యాలు పొంది సుఖంగా ఉంటారు. అని శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడని సూతుడు వైశంపాయనాదులకు చెప్పాడు.

ఇది షష్ఠస్కంధం సమాప్తం



అధిక బరువు
మోయుటకున్నూ..
బాగుగా ఎంచబడిన, మేలైన
ఫ్రేము అమర్చబడినది

హింద్ సైకిల్స్ లి., 250 వర్లి, బొంబాయి 18.
సోల్ ఆర్గనైజరు(?):
హిందూస్తాన్ డీలర్సు లిమిటెడ్.
కెంపెగౌడ రోడ్డు, బెంగుళూరు.
ASP.HC.184

బాధాకరమును హేయకరము అగు
తామర ఇతర చర్మ
వ్యాధులను పోగొట్టుకోండి
శరీరమంతటా అవి పాకిపోవచ్చు

తామర, తీటలు, దురదలు, మేహ తామరలు వంటివి అంటువ్యాధులు. కుటుంబంలో ఇతరులకుకూడా రావచ్చు. అమృతాంజన్ లిమిటెడ్ వారి తామరమందు అట్టి చర్మ వ్యాధులను శీఘ్రముగా నివారణకరంగా నివారించును. అమృతాంజన్ లిమిటెడ్ వారి తామరమందు డబ్బా ఒకటి ఎప్పుడూ ఇంట్లో అందుబాటుగా ఉంచుకోండి


అమృతాంజనము లిమిటెడ్ వారి
తామరమందు
అమృతాంజన లిమిటెడ్
14/15, ఆర్ చర్చి రోడ్డు, మద్రాసు-4
బొంబాయి-1, కలకత్తా-1, న్యూ ఢిల్లీ-1
IWT.AM-K1168 Rev.

స్థాపితం 1920
రెడ్డి అండ్ కో. (రిజిష్టర్డు)
గోపాలపురం తూ.గో.జిల్లా
తామర గజ్జి మేహపాడ వగైరా చర్మ సుఖ వ్యాధులకు ప్రత్యేక చికిత్స.
ఆయుర్వేద ఔషధములు లభించును
→ కేటలాగు సలహా ఉచితము.
బ్రాంచిలు: నెల్లూరు — కావలి; సికింద్రాబాద్—3530 కింగ్స్ వే.

'భారత్' వారి
ప్రఖ్యాత
పేము కుర్చీలు
అన్నిచోట్లా చాలా అవసరం.
అమ్మకానికి తయారు. ఒకసారి సందర్శించండి.
శ్రీ జయభారతం అండ్ కో (రిజిష్టర్డ్)
182, రాయపేట హైరోడ్, మద్రాసు 14.
సచిత్ర ఉచిత క్యాటలాగుకై అడగండి.
JBA/2.



ATLAS
WEIGHING MACHINES
Railway Wagons, Lorries & Cart, Weighbridges, to last years of continuous service.
Makers:
THE INDIA MACHINERY CO. LTD.
DASSNAGAR-HOWRAH CALCUTTA
సేల్సు అండ్ సర్వీస్
ఐ. ఏ. ఇ. సి. (హైదరాబాద్) లిమిటెడ్
గన్‌ఫౌండ్రి, హైదరాబాద్ ఏ.పి.

చెమటవల్ల దుస్తులు చివికిపోకుండా చూచుకొంటారు కూడా
పెనామా బనియన్లు
పెనామా హొజైరీస్
తిరుప్పూర్
B.S.S.

MILLER BANIANS
మిల్లర్ హొజైరీస్
'రెండు లేళ్ళ' బనియన్లు వాడండి!

ఢిల్లీ క్రికెట్ టెస్ట్ పోటీ రెండవరోజున కంట్రాక్టర్ నొసటికిగాయం తగిలినప్పుడు ఫీల్డ్ అధికారులు అతన్ని వైద్యచికిత్స నిమిత్తం బైటికి తీసుకు వెళుతున్న దృశ్యం

ప్రయివేటు రంగంలో పరిశ్రమలకు సహాయం

—: x :—

లఘు పరిశ్రమల మంత్రి శ్రీ లక్ష్మణ్ హామీ

హైదరాబాద్, ఫిబ్రవరి 11:— రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి ప్రయివేటు వ్యక్తులకు రాష్ట్రప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలుగజేస్తుందని లఘు పరిశ్రమల మంత్రి శ్రీ కొండాలక్ష్మణ్ నిన్న రాత్రి ఇక్కడ ప్రకటించారు.

ఏదో ఒక ప్రత్యేక పరిశ్రమకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. కొంతమంది ఉద్యోగులను విదేశాలకు పంపి ఆయా పరిశ్రమలలో శిక్షణ ఇప్పించి, పరిశ్రమ దార్లకు వారిచేత ప్రభుత్వం సలహా ఇప్పిస్తుందని శ్రీ లక్ష్మణ్ తెలియ జేశారు.

ఉత్తర భారత దేశంలో పరిశ్రమలు ఎలా పని చేస్తున్నాయో చూచి రావడానికి రాష్ట్రప్రభుత్వం పరిశీలక బృందాన్ని పంపింది. ఈపరిశీలక బృందం ఏర్పాటు చేసిన సన్మాన సభలో శ్రీ లక్ష్మణ్ మాట్లాడారు.

ఈ బృందంలో పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, అనధికారులు మొత్తం యాభై మంది సభ్యులున్నారు. వాణిజ్య పరిశ్రమలశాఖ డిప్యూటీ డైరెక్టరు శ్రీ బి. ముత్యాలరావు ఈ బృందానికి నాయకుడు. రెండువారాలపాటు ఆగ్రా, ఫరీదాబాద్, ఢిల్లీ, అమృతసర్, బాట్లా, జలంధర్, లూధియానా, అంబాలలోని పరిశ్రమలను చూచి వీరు మొన్ననే తిరిగి వచ్చారు.

ఈ బృందం చేయబోయే సూచనలను ప్రభుత్వము సంతోషంతో ఆలోచిస్తుందని మంత్రి తెలియ జేశారు.

రాష్ట్ర పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతున్నాయని పరిశ్రమల శాఖ డైరెక్టరు శ్రీ అనిల్ డే సమావేశంలో చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కువ పరిశ్రమలను నెలకొల్ప వలసిందిగా శ్రీ వై. యన్. రావు ప్రభుత్వాన్ని కోరారు.

శ్రీయుతులు రోషన్ అలీఖాన్, బి. ముత్యాలరావు, సి. పి. రావు, పి. సాంబశివరావు సమావేశంలో మాటా డారు.

ఆంధ్రప్రదేశ ప్రభుత్వ అటవీశాఖ
అప్పరు గోదావరి డివిజను
కలప వేలం నోటీసు

అప్పరు గోదావరి డివిజను కలప వేలం నోటీసు నిబంధనల ననుసరించి, రాజమహేంద్రవరం కలప డిపోలో నిల్వయుంచబడిన సుమారు 20,000 ఘనపు అడుగుల టేకు మారుజాతి కలప మొల్లెం వెదురు లాట్లవారీగా తే 20—2—61 వ ఉదయం 10 గంటలకు అవసరమైనచో మరుసటి దినములలోను అప్పరు గోదావరి జిల్లా ఫారెస్టు ఆఫీసరు వారిచేగాని వారి అనుమతి పొందిన మరి యొకరిచేగాని వేలం వేయబడును.

పాడదలచినవారు పాటకు పూర్వమే ప్రతి లాటుకు రు. 500 — చొ. న ధరావత్తు కట్టవలయును. హెచ్చు పాటదారుడు పాట అనంతరం ఆదేరోజు సాయంత్రములోగా పాట మొత్తంలో 10 వ భాగము సొమ్ము చెల్లించవలయును. ఇతర షరతులకు జిల్లా ఫారెస్టు ఆఫీసులోగాని, వర్కారు డిపో రేంజి ఆఫీసులోగాని తెలిసికొనవచ్చును.

(సం) ఎ. కె. మాధూర్,
జిల్లా ఫారెస్టు ఆఫీసరు,
అప్పరు గోదావరి డివిజను, రాజమండ్రి.

విజయవాడ — మారుతీ సినిమా
గుంటూరు — శేష్‌మహల్
రాజమండ్రి — మినర్వా టాకీస్
ఫిబ్రవరి 16 విడుదల!
దిల్ దేకే దేఖో లవ్ ఇన్ సిమ్లా చిత్రించిన
S. ముఖర్జీ ఫిల్మాలయా వారి......
హమ్ హిందుస్తానీ
పూర్తి పంచరంగుల చిత్రం
డైరెక్షన్: రామ్ ముఖర్జీ సంగీతం: ఉషా ఖన్నా

విజయ పంపులు & మోటార్లు
పంపులు
1" నుంచి 12" వరకు
సైజులలో దొరకును.
మోటార్లు:
2 హా. ప. నుంచి 10 హా. ప.
వరకు దొరకును.
డొమెస్టిక్ పంపులు, సింగిల్ ఫేజ్ మోటార్లు కూడ లభించును.
PHONE 2782 3932
విజయ ఫౌండరీ పాలునాయకునిపాలెం కొత్తపేట, గుంటూరు

పారిశ్రామిక ఉత్పత్తిలో నాణ్యత ప్రధానం

—: x :—

అప్పుడే విదేశాల పోటీకి నిలబడగలమని కేంద్ర ఉక్కు మంత్రి సర్దార్ స్వర్ణసింగ్ వివరణ

కలకత్తా, ఫిబ్రవరి 11 పారిశ్రామిక వస్తువులు ఎంతనాణ్యంగా తయారైతే, అంత హెచ్చుగా, విదేశ మార్కెట్లలో చెలామణీ కాగలవని, వస్తువుల నాణ్యత పరిశ్రమలో ప్రధానమైనదని, కేంద్ర ఉక్కు, గనుల మంత్రి సర్దార్ స్వర్ణసింగ్ 18 వ భారత ఇంజనీర్ల అసోసియేషన్ సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.

ఉక్కు పరిశ్రమవల్ల ఉత్పత్తి అయే సరుకులలో దేశీయ ఉత్పత్తి దారులకు న్యాయమైన వాటా రాదని వారు భావించరాదని ఆయన అన్నారు.

ఇంజనీరింగు పరిశ్రమాభివృద్ధికి తాము అధికతర ప్రాముఖ్యమిస్తున్నామని చెబుతూ ఆయన యిలా అన్నారు. "దేశీయ ఉత్పత్తులు కావలసినంతగా పెరిగినవి కనుక సప్లయిలకు కొరత వుండదు. ఇంకా హెచ్చు ఉత్పత్తికి, మనం పూనుకోవాలి. అనేక యంత్రాలను తయారు చేసుకోవాలి. కనుక ఇంజనీరింగుపరిశ్రమకు అధిక ప్రాముఖ్యం ఉన్నది. 1960 డిసెంబరులో 1600000వేల టన్నుల ఉక్కు తయారయింది. 250000 టన్నుల ఉక్కు అమ్మకానికి సిద్ధమైంది. 1.1 మిలియన్ టన్నుల ఇనుము, 2.2 మిలియన్ల టన్నుల ఉక్కు తయారైంది. నాణ్యత ఉండాలనేది ప్రధాన సమస్య. ఈ విషయంలో మనం అన్ని విధాలా శ్రద్ధ వహించాలి. తృతీయ ప్రణాళికాకాలంలో 4 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి కావాలి. 1.5 మిలియను టన్నుల ముడిఇనుము ఉత్పత్తి చేయవలసి ఉంది. భిలాయిలో ఒక మిలియన్‌నుంచి 2.5 మిలియన్ల టన్నుల ఉక్కు తయారు చేసే స్తోమత చేకూరింది".

ఉక్కు పరిశ్రమాభివృద్ధికై తలపెట్టిన కార్యక్రమ నిర్వహణకై ఇంజనీర్లు ఎంతోమంది అవసరమని, వీరికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చెయాలని ఆయన అన్నారు.

బొగ్గు సున్నపురాయి ఇత్యాది ముడి పదార్థాల సప్లయికై ఒకఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినదని ఇది దీనికి సంబంధించిన సమస్యల నన్నింటిని పరిశీలించగలదనీ ఆయన అన్నారు.

ఏడాదికి 60 మిలియన్ టన్నుల బొగ్గును తయారు చేయాలనే లక్ష్యాన్ని దేశం యించుమించు చేరుకున్నదని ఆయన సూచించారు. జాతీయ బొగ్గు అభివృద్ధి కార్పొరేషన్ ఏడాదికి పన్నెండున్నర మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నదని యిది యింకా పెరుగుతుందని సింగరేణిలో ఏడాదికి 3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోందని ప్రైవేటు రంగంలో 44 మిలియన్ టన్నుల బొగ్గు తయారవుతోందని ఆయన తెలియ చేశారు.

సంఘాధ్యక్షుడు శ్రీ రాజ్ ఘరియా శ్రీ ప్రసంగిస్తూ సాంకేతిక ఆర్థికసహాయసమన్వయం పరిశ్రమాభివృద్ధికి తోడ్పడగలదని అన్నారు.

ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు
ఆంధ్రప్రదేశ్
టెండరు నోటీసు

ఈ దిగువ పేర్కొనబడిన పనులకు తే. 6—3—61 ది 12—00 గం. ల లోపుగా వేర్వేరు సీలువేసిన టెండర్లు సూపరింటెండింగు ఇంజనీరు, జనరేషన్ సర్కిల్, మహారాణీ పేట విశాఖపట్నం—2 వారి ఆఫీసులో తీసుకొనబడును.

1. విజయవాడ పవరు హౌసులో బొగ్గు కుప్పలు వేయుట మొదలగు పనులు.
2. విశాఖపట్నం పవరు హౌసులో బొగ్గు కుప్పలు వేయుట మొదలగు పనులు.
3. నెల్లూరు పవరుహౌసులో బొగ్గు కుప్పలు వేయుట మొదలగు పనులు.

టెండరు కవరుపై పనిపేరు వ్రాయవలెను. ఈ టెండర్లు తే. 6—3—61 ది 3 గం. లకు పై ఆఫీసులో, ఆ సమయమునకు హాజరైన టెండరుదేసిన వారుకాని, వారివలన లిఖితపూర్వక అధికారము పొందిన ప్రతినిధుల సమక్షమునగాని తెరువబడును.

టెండరు షెడ్యూలు షరతులు మొదలగునవి వలయువారు ప్రతియొక్క పనికి రూ. 2—04 లు (సేల్సుటాక్సుతోసహా) వినియోగానికి ప్రభుత్వము ట్రెజరీలో "PW III other remittances—remittances on account of Superintending Engineer, Generation Circle, Visakhapatnam-2. అను అక్కౌంటు హెడ్డుకు చలాను చెల్లించి పై ఆఫీసులో ఒక ప్రతి పొందవచ్చును. మని యార్డరుద్వారానైన పొందవచ్చును.

గవర్నమెంటు వారిచే నియమింపబడిన ఫారములలో పంపని టెండర్లు అంగీకరింపబడవు.

సూపరింటెండింగు ఇంజనీరు,
జనరేషన్ సర్కిల్, విశాఖపట్నం —2.

విజయవాడ గాంధీనగరం-జింఖానాక్లబ్ ఆవరణలో
13-2-61 సా॥ గం. 6-30 లకు సోమవారం
అంతర్జాతీయ మల్లయుద్ధ పోటీలు
బిగ్ బిల్ వెర్నా :-
ఆసియా, ఆస్ట్రేలియా, యింగ్లాండు, యూరప్ దేశములలో మల్లయోధుడుగా పేరు ప్రఖ్యాతులుగాంచిన ఛాంపియన్ బిగ్-బిల్-వెర్నా యొక్క బష్టన్ క్రాబ్ మరియు బౌ అండ్ యారో ప్రదర్శనములు చూడండి

అజిత్‌సింగ్ (ఇండియా రైజింగ్‌స్టార్)	x	బిగ్‌బిల్‌వెర్నా (యూరప్ ఛాంపియన్)
జార్జి గ్రేడింకో (కెనడా ఛాంపియన్) ఇండియాలో మొదటిసారిగా పాల్గొంటున్న	x	హర్‌డిట్‌సింగ్ (హాంగ్‌కాంగ్ ఛాంపియన్)
దల్‌జిత్‌రావ్ (బొంబాయి ఛాంపియన్)	x	మెహ్రుద్దీన్ (ఇస్లాం ఛాంపియన్)

అడ్వాన్సు బుకింగు—రామా జ్యూయలరీ మార్టు, పెద్ద పోస్టాఫీసుదగ్గర, విజయవాడ—1
ఉమా కట్‌పీసెస్ ఎంపోరియం, బిసెంటురోడ్డు, గవర్నరుపేట.
13—2—61 సోమవారనుండి జింఖానాక్లబ్ స్టేడియం బుకింగుఆఫీసులో దొరకును.
రు. 10/- 5/- 2-50, 1-50



జార్జి గ్రోడింకో (కెనడా ఛాంపియన్)

మీ శిరోజాలకు శిరస్సుకు
ఆరోగ్యప్రదమైనది వాడండి!
కాల్గేట్ హెయిర్ టానిక్‌లో తలమీద వుండే చర్మాన్ని మృదువుపరిచే అద్భుతమైన నూనె లానోలిన్ వుంది.... అది జుట్టు రాలి పోకుండా, వొత్తుగా, బాగ పెరగటానికి ఉపకరిస్తుంది.
కొత్త కాల్గేట్ హెయిర్ టానిక్
లానోలిన్ చేర్చినది

టెండరు
పెనుగొండ జిల్లా పరిషత్తు

సీలుచేసిన టెండర్లు యీ క్రింది పనులకు అనంతపురం జిల్లా పరిషత్తు రిజిష్టరు కంట్రాక్టర్ల వద్దనుండి 15—2—61 సా. 4—00 గంటలవరకు పెనుకొండ జిల్లా పరిషత్తు అసిస్టెంటు ఇంజనీరు ఆఫీసులో తీసికొనబడును. టెండరు ఫారములు 11—2—61 నుండి 15—2—61 ఉ. 10—00 గం. వరకు దొరకును.

పనిపేరు	ఎస్టిమేటు మొత్తము. రు.	డిపాజిట్టు మొత్తము. రు.	టెండరు ఫారముధర రు.న.పై.
1. చినుతూరు గ్రామములోని స్కూలు పరిశోధన శాలయు మరియు చేతిపనులు చేయు భవనము కట్టుట.	18600/—	465/—	5—05
2. పెనుకొండ స్కూలులో డ్రాయింగు భవనము కట్టుట.	13500/—	340/—	5—05
మరియు కమ్మరిపని చేయు భవనము కట్టుట.	4100/—	103/—	5—05

అసిస్టెంట్ ఇంజనీర్
జిల్లా పరిషత్తు, పెనుకొండ.



తొంగలనుండి అడవిమృగాలనుండి మిమ్ము మీరు కాపాడు కొనండి. విందులకు, ప్రయాణాలకు, డ్రామాలకు, ఉపయోగకారి. ఆటోమాటిక్ ఆరు తోటాలు, తెలికబరువు, కండ్లు మిరుమిట్లు గొలిపే రవ్వలు, అపాయము నుండి మిమ్ము కాపాడును.
నం 777 888 999
ధర రు. 6/- రు. 8/ రు. 13/
25 తోటాలు ఉచితం — అదనంగా 100 తోటాలు రు. 3/— తోలుకేసు రు. 4/ లైసెన్సు అవసరంలేదు పోస్టేజి రు. 2/— ఒకేసారి 2 రివాల్వర్లకు అర్డరిస్తే, పోస్టేజి ప్యాకింగ్, ఉచితం.
AMERICAN TRADERS
P.B. No. 4081 Bombay-7

వెండితెర బుర్రకథ. రచన: మంకర. వెల: 15 న.పై. పోస్టేజి అదనం. విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ—2.

జెకోస్లోవికియా దేశంలో తయారయి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన
జెటార్ 25 A
డీజల్ ట్రాక్టర్లు



మావద్ద రెడీ స్టాకులో దొరకునని తెల్పుటకు సంతసించుచున్నాము.
మన ఆంధ్ర జిల్లాలలో చాల ప్రశస్తముగా పనిచేయుచున్నవి.
26 H. P. హైడ్రాలిక్ లిఫ్ట్‌తోసహా ధరరు 8,500/-
(డెలివరి చార్జీలు, పన్నులు అదనం)
సర్వీసు మా ప్రత్యేకత : స్పేరుపార్టులు ఎల్లప్పుడు దొరకును.
Distributors for Andhra:
పద్మజా కమ్మర్షియల్ కార్పొరేషన్
ఫోన్: 498 గ్రాము: TRACTORS
గాంధీనగరం - విజయవాడ 2.
(బ్రాంచి) కొత్తపేట - గుంటూరు.

విజయవాడ — శ్రీ విజయాలో
18—2—61వ తేదీన "వీరసామ్రాజ్యం" విడుదల సందర్భంలో
12—2—61 ఆదివారం రాత్రి 9½ గం. లకు ఏలూరురోడ్డు రామమందిరంవద్ద
13—2—61 సోమవారం రాత్రి 9½ గం. లకు కొత్తపేట చౌకులో
ప్రఖ్యాత బుర్రకథ దళం ఏలూరువారిచే తెలుగు వీరగాథ
"వీర సామ్రాజ్యం"
బుర్రకథ చెప్పబడును.
తేదీలు 14—2—61 గుంటూరు, 15—2—61 రాజమండ్రి, 16—2—61 కాకినాడల్లో కూడా బుర్రకథ ఏర్పాటు చేయబడినది.



Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ANDHRA PRABHA, VIJAYAWADA.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

808457

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	ఏజంట్లు ద్వారా	పోస్టుద్వారా
ఒక నెలకు	2—40	2—65
3 నెలకు	7—00	7—90
6 నెలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

"అయస్కాంతపు చెప్పులు"

వాషింగ్టన్, ఫిబ్రవరి 12:—
రోదసీయానంలో "బరువులేనితనం" వల్ల ఏర్పడే క్లిష్ట పరిస్థితులను సమర్థంగా అధిగమించడానికి భావి రోదసీ యాత్రికులకు "అయస్కాంతపు చెప్పులు" చక్కగా ఉపకరించవచ్చునని నిన్న అమెరికన్ వైమానికశాఖ పరిశోధన విభాగం ప్రకటించింది. రోదసిలో ప్రయాణించేటప్పుడు భూమ్యాకర్షణ అవధిని దాటిన పిమ్మట ఏ వస్తువుకైనాసరే బరువనేది లేకపోవడమనే పరిస్థితి కలుగుతుంది. ఇట్టి అయస్కాంతపు చెప్పులను ధరించిన నలుగురు వైమానికులు, గురుత్వాకర్షణశక్తి లేకుండా చేయబడిన ఒక గదిలో మామూలుగా నడయాడగలిగినట్లు పై ప్రకటన వివరిస్తున్నది.

సంపుటి: 26 సంచిక: 42 ★ విజయవాడ 13-2-1961 సోమవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

కాంగో పరిస్థితి భయంకర రక్తపాతానికి దారితీసే ప్రమాదం

సమస్యను సవ్యంగా పరిష్కరించకపోతే సంక్షోభం తప్పదని ప్రధాని నెహ్రూ హెచ్చరిక

ఆఫ్రికన్ ప్రజలను అణచివేయాలన్న కొన్ని దేశాలకు అగ్రరాజ్యాలు చేయూత నిస్తున్నవని తీవ్ర విమర్శ

జలంధర్, ఫిబ్రవరి 12:—

కాంగో సమస్యను సక్రమ ధోరణిలో పరిష్కరించకపోతే, అది రక్తపాతంతో కూడిన సంఘర్షణకు దారి తీయగలదని ప్రధాని నెహ్రూ నేడిక్కడ ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ హెచ్చరిక చేశారు. ఆఫ్రికాను అణచడానికి యత్నిస్తున్న దేశాలకు కొన్ని అగ్రరాజ్యాలు సాయపడడం ఎంతో విచారకరమని ఆయన అన్నారు.

శ్రీ నెహ్రూ 'బెల్జియం' పేరును తన ఉపన్యాసంలో పేర్కొనలేదుకాని, కొందరు తమ పాత పరిపాలనాధికారాన్ని కొనసాగించాలనేవాంఛతో పాటునఉండి కాంగోలో అంతర్యుద్ధాన్ని పురికొల్పుతున్నారని విమర్శించారు.

"కాంగో ఈనాడు స్వతంత్ర దేశం. కాంగోలో విప్లవశక్తులను అణచడం ఎవరికీ తరంకానిపని", అని అన్నారు శ్రీ నెహ్రూ.

"కొందరు తెరవెనుకనుంచి కాంగోలో అంతర్యుద్ధం పురికొల్పడానికి యత్నిస్తున్నారు. ఈ సమస్యను సక్రమంగా పరిష్కరించకపోతే రక్తపాతంతో కూడిన సంఘర్షణ తప్పదు"— అని ప్రధాని హెచ్చరించారు.

కాంగో వ్యవహారంలో అగ్రరాజ్యాల పాత్రను గురించి ప్రస్తావిస్తూ ప్రధాని ఇలా అన్నారు:

"ఆఫ్రికాలో మేలుకున్న నూతన శక్తులను అణచడానికి యత్నిస్తున్న 'కొన్ని దేశాలకు', అగ్రరాజ్యాలలో కొన్ని తోడ్పడడం అత్యంత శోచనీయం.

గతసంవత్సరంలో ఆఫ్రికాలో 'క్రొత్త తుఫానులు' వీచాయి. శతాబ్దాలదాస్యంనుంచిఆఫ్రికామేలుకొన్నది. ఈ నవచైతన్యం సర్వవిధాలా హర్షించదగింది."

దక్షిణాఫ్రికా ప్రభుత్వం జాతివివక్షతా విధానాన్ని శ్రీ నెహ్రూ తీవ్రంగా విమర్శించారు. 50 సంవత్సరాలక్రితం ఆఫ్రికాలో భారతీయుల హక్కులకోసం మహాత్మాగాంధి అక్కడ సత్యాగ్రహోద్యమాన్ని నడిపిన ఉదంతాన్ని ప్రధాని తన ఉపన్యాసంలో ప్రస్తావించారు.

శ్రీ నెహ్రూ ఇంకా ఇలా అన్నారు:

"హిట్లర్‌జాతి సిద్ధాంతం ప్రతిపాదించి, ప్రపంచ యుద్ధానికి మూలకారకుడైనాడు. కాని హిట్లర్‌కు ప్రపంచం గుణపాఠం నేర్పింది. అతడిని 'తుదముట్టించింది'. దక్షిణాఫ్రికా ప్రభుత్వం కూడా ఇదేవిధానం అనుసరిస్తున్నది. ఇది ఎంతో ప్రమాదకరం."

సరిహద్దు సమస్య

ఇండియా—చైనా సరిహద్దు సమస్యను గురించి ప్రస్తావిస్తూ ప్రధాని ఇలా అన్నారు:

"మన దృష్టి ప్రకారం చైనా మనదేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఈ విషయంలో మనవైఖరి సుస్పష్టమైనదే. కాని ఈ సమస్య శాంతియుత మార్గాలద్వారా పరిష్కరించబడవలెనని మనం వాంఛిస్తున్నాము.

ఈ సమస్యపై ఇండియా ఉద్యోగుల నివేదిక ఒకటి రెండు రోజులలో మీముందు ఉంచబడుతుంది.

"పారిశ్రామికంగా ఇండియా ఎంతో పురోగమించవలసిన అవసరం ఉన్నది. ఉక్కు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని అధికం చేయాలి. మనదేశ రక్షణ అవసరాలు తీర్చుకొనడానికి మనం ఇతరులపై ఆధారపడరాదు.

'పంజాబీసుబా' సమస్య

"పంజాబ్‌లో భాషావివాదం నాకెంతో ఆశ్చర్యం కలుగజేస్తున్నది. పంజాబ్‌లో బహుళంగా ఉపయోగించబడే భాష పంజాబీభాష. కొన్నిప్రాంతాలలో హిందీభాష కూడా ఉపయోగించబడుతున్నది. ఈ ఉభయభాషలవారికీ వివాదం ఎందుకు ఉత్పన్నంకావాలో నాకు అవగతం కావడంలేదు. ఈ ఉభయభాషల అభివృద్ధికీ కృషిచేయాలి.

"బొంబాయివద్ద నెలకొల్పబడిన యాటమిక్ రియాక్టర్ నవభారతానికి చిహ్నం. ఈ రియాక్టర్ అణుశక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రియాక్టర్ స్థాపనవల్ల ప్రపంచంలోని ఆరు లేక ఏడు అణుశక్తి పరిశోధక దేశాలలో ఇండియా కూడా స్థానం ఆక్రమించగలిగింది.

యాటంబాంబు తయారు చేయడం మన లక్ష్యంకాదు. అణుశక్తిని ప్రజోపయోగకర రంగాలలో వినియోగించడమే మనలక్ష్యం.

పిల్లలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలు కల్పించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. తెలివిగల పేదవిద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యావకాశాలు కల్పించడానికి కూడా భారత ప్రభుత్వం సంకల్పించింది.

రాష్ట్రపతి పదవికి మళ్లీ డా. రాజేంద్రప్రసాద్ అభ్యర్థిత్వం?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:—

డాక్టర్ రాజేంద్రప్రసాద్ మూడవ పర్యాయం కూడా, రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉన్నది.

ఆయన ఈ విషయాన్ని తన సన్నిహిత సహచరులతో లాంఛనప్రాయంగా చర్చించినట్లు కూడా తెలియవస్తున్నది.

జనరల్ ఎన్నికల తరువాత కాంగ్రెసు హైకమాండ్ ఈ విషయం చర్చించవచ్చు.

బస్తర్ మహారాజాకు పరిగణన రద్దు
—రాష్ట్రపతి ఉత్తరువు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:—

ప్రస్తుతం డిటెన్షన్‌లోవున్న బస్తర్ మహారాజా ప్రవీర్ చంద్రభంజ్ దేవ్‌నకుగల 'బస్తర్ పరిపాలన' పరిగణనను రద్దుచేస్తూ ఆయన స్థానే ఆయన సోదరుడు విజయ చంద్రభంజ్ దేవ్ కాకతీయుని బస్తర్ పరిపాలకునిగా గుర్తిస్తూ నేడు రాష్ట్రపతి ఉత్తర్వు వెలువడింది.

రాష్ట్రపతి ఉత్తర్వులో యిలా పేర్కొనబడింది. "మహారాజా ప్రవీర్‌చంద్రభంజ్‌దేవ్ ... విరుద్ధమైన చర్యలలో పాల్గొనుచున్నందుకు రాష్ట్రపతి ... ఆయన ఇట్టి చర్యలలో పాల్గొనడంవల్ల, మాజీ బస్తర్ సంస్థానాధీశునిగా 'ప్రస్తుతం ఆయన పొందుతున్న సౌకర్యాలను, హక్కులను ఆయన ... కొన్నవారైనారు."

ఇప్పుడు క్రొత్తగా పరిగణింపబడుతున్న బస్తర్‌రాజాకు ఏడాదికి లక్షన్నర భరణం నిర్ణయించడమైనది. ఇంత వరకు బస్తర్ మహారాజాగా వుంటున్న ప్రవీర్‌చంద్ భంజ్‌దేవ్‌కు ... 2. 1 లక్షలు భరణం యిచ్చేవారు.

కేంద్ర హోంశాఖ ప్రకటన

కేంద్ర హోంమంత్రిత్వశాఖ నేడొక పత్రికా ప్రకటనచేస్తూ యిలా పేర్కొన్నది: "1948 జనవరిలో బస్తర్ సంస్థానం మధ్యప్రదేశ్‌లో విలీనీకరణం అయింది. బస్తర్ మహారాజాఇతర సంస్థానాధీశులవలెనే, ఈ విలీనీకరణను అమలు జరిపారు. కాని అటు పిమ్మట ఆయన ఈవిలీనీకరణకు యిష్టపడక అభ్యంతరకరమైన అనేక చర్యలు కావిస్తూ ఈ సింహాసనాన్ని తిరిగి సంపాదించాలని ప్రయత్నిస్తూ బస్తర్‌జిల్లా వాసులకు ధనం యిస్తూ వారిని ప్రోద్బలపరుస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. మహారాజా బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తూ తన అస్తులను దుర్వినియోగం చేస్తూ వాటిని భద్రపరుచు కోలేని స్థితికి రావడం వల్ల ఆయనఎస్టేటును 1953 నుంచి మధ్య ప్రదేశ్ కోర్టుఆవ్ వార్డ్సు తన యాజమాన్యంలోనికి గైకొన్నది. నాటి నుంచి మహారాజా, ప్రజలలో అసంతృప్తిని రెచ్చ గొడుతూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకుపూనుకొని ప్రజలను హింసా చర్యలకు చట్టవ్యతిరేక చర్యలకు ప్రోద్బల పరుస్తూ వచ్చారు. మహారాజా చర్యలు శాంతి భద్రతలకు ప్రమాదం తెచ్చి పెట్టేవిగా తయారైనాయి.

నేర విచారణ
త్వరలోనే ప్రారంభం కాగలదని వార్త

భోపాల్, ఫిబ్రవరి 12:—

ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద మధ్యప్రదేశ్ పోలీసు అధికారులచే అరెస్టుకాబడిన బస్తర్ మహారాజాను ఇక్కడకు 60 మైళ్ల దూరంలో వున్న నరసింఘగర్ జైలులో వుంచుతారని మహారాజా, వుండడం కోసం జైలులో ఒక భాగాన్ని మరమత్తు చేస్తున్నారని, టెలిఫోన్ ఏర్పాట్లు చేయబడ్డాయని తెలియవస్తున్నది.

మహారాజాను పోలీసు బందోబస్తుతో నరసింఘగర్ తీసుకువస్తున్నారు. ఆయన ఈరాత్రికి అక్కడకుచేరుకొంటారు. ప్రభుత్వం ఆయన్ని ఎందుకుడిటెయిన్‌చేసిందో, కారణాలన్నింటినిఒకవారం రోజులలో ఆయనకుతెలియచేస్తుంది. ప్రివెంటివ్ డిటన్షన్‌చట్టప్రకారం ఆయన్ని విచారణచేస్తారు.

రాష్ట్రపతి ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:—

బస్తర్‌మహారాజా కావించిన రాజ్యాంగవ్యతిరేక చర్యలను వివరిస్తున్న ఒక జాబితా నేడు అసాధారణ గెజెట్‌లో రాష్ట్రపతిచే ప్రకటింపబడింది. బస్తర్ మహారాజా సంస్థానాధీశుల మండలిని నిర్మించడానికి, భారతదేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయనప్రయత్నించారని, ఇందులో వివరించబడింది.

ఢిల్లీ, లక్నో, కలకత్తాలో బస్తర్ మహారాజా కావించిన ప్రకటనలు కేవలం రాజ్యాంగవిరుద్ధమైనవని బస్తర్ సంస్థాన విలీనీకరణకు వ్యతిరేకంగా గిరిజనులను రెచ్చగొట్టడానికి ఆయనప్రయత్నించారనీ, తాను స్వతంత్ర సంస్థాన పరిపాలకునిగా ప్రకటించుకోగలనని ప్రభుత్వాన్ని బెదిరించారని, అల్లకల్లోలాన్ని తిరుగుబాటును లేవదీయడానికి ప్రయత్నించారని రాష్ట్రపతి ప్రకటన స్పష్టం చేసింది.

బాబూజీ

"మాంసం ధరలు విపరీతంగా పెరిగిపోవటంవలన శాకాహారులుగా వుండటమే మంచిది"

బారిలీ, ఫిబ్రవరి 12—

ఇక్కడ ఇటీవల,అకాలంలో కురిసిన అత్యధిక వర్షాలవల్ల గంగ, రామగంగనదులకు వరదలు వచ్చాయి. బారిలీ, మధురలమధ్య వార్తారవాణా సంబంధాలకు విచ్ఛిత్తి కలిగింది. సర్దార్‌నగర్‌వద్ద నున్న ఒక వంతెన కూలింది.

హైదరాబాదు, ఫిబ్రవరి 11—

ఫ్యాక్టరీల చట్టాన్ని అమలుపరచనందుకు, తదితర బాధలు నివారించనందుకు నిజామాబాద్ బీడీ మజ్దూర్ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎ. సీతారామ్ నిజామాబాద్ కలెక్టరు ఆఫీసు ముందు నిన్న ఉదయం నిరశన దీక్ష పూనారని ఇక్కడికి వచ్చిన వార్తలవల్ల తెలిసింది.



జనాభాలెక్కల అధికారి రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నరు శ్రీ భీమసేన్‌సచార్ వద్దనుంచి వివరాలు సేకరించటంతో రాష్ట్రంలో ఫిబ్రవరి 10 వ తేదీన జనాభాలెక్కల సేకరణ ప్రారంభమైంది

చైనాతో భారత సరిహద్దు ఏనాడో నిర్ణయమైపోయింది

వివిధ సాక్ష్యాధారాలతో భారత అధికార బృందం నివేదిక సిద్ధం

రేపే పార్లమెంటుకు సమర్పణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:—

చైనాను అనుకొని 2,500 మైళ్ల పొడవునవున్న భారతసరిహద్దు ఇటు భౌగోళికంగానూ చారిత్రకంగానూ, ఏనాడో స్థిరపడి పోయిందన్న భారతప్రభుత్వ వాదాన్ని ఇటీవల రంగూన్‌లో చైనా అధికార బృందం వారితో చర్చల అనంతరం భారతప్రభుత్వ అధికారులు వివిధ సాక్ష్యాధారాలతో రూపొందిన నివేదిక స్పష్టంగా నిరూపించగలగడమేగాక ఈ విషయానికి సంబంధించి చైనా ప్రభుత్వం లేవనెత్తిన వితండ వాదాలన్నిటినీ ప్రత్యక్ష ప్రమాణాలతో చిత్తు చేసినట్లు తెలుస్తున్నది.

సరిహద్దు వివాదానికి సంబంధించి భారతప్రభుత్వ వైఖరిని వివరిస్తూ భారత అధికారబృందం వివిధ సాక్ష్యాధారాలతో రూపొందించిన బృహత్ నివేదిక బహుశా వచ్చే మంగళవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టబడవచ్చు.

శతాబ్దాలనుంచివస్తున్న ప్రభుత్వ రికార్డులు, ఇతర చారిత్రక పత్రాలు తమ వాదాన్ని స్పష్టంగా బుజువుపరుస్తున్నవి కనుక, ఉభయ దేశాల మధ్య సాంప్రదాయ సిద్ధంగా ఏర్పడిఉన్న సరిహద్దును ఆమోదించాలని భారత అధికార బృందంవారు ఆనివేదికలో చైనాకు విజ్ఞప్తి చేసినట్టు కూడా విశ్వసించబడుతున్నది. అంతేగాక చైనా అధికార బృందంవారు సూచించినట్టు సరిహద్దు సమస్యపై తిరిగి ఏకమొత్తంగా సంప్రదింపులు జరపాలన్నదానికి తగిన హేతువు కనపడడంలేదని కూడా వారు స్పష్టంగా పేర్కొన్నట్టు తెలుస్తున్నది. పోగా చైనా అధికారబృందం వారు అందజేసిన సాక్ష్యాధారాలు హేతువాదానికి నిలవగలిగేట్టు లేవు. పైగా మరొక ముఖ్య విషయం ఏమిటంటే వారు చూపించిన సాక్ష్యాధారాలన్నీ కేవలం ఇటీవలి కాలానికి చెందిఉన్నాయి.

భారత అధికార బృందం రూపొందించిన నివేదిక మొత్తం 600 పేజీలు కలిగి చారిత్రక పత్రాలైతేనేమి, భవుగోళిక చిత్రపటాలు, ప్రభుత్వ రికార్డులు, తదితర సమాచారం అయితేనేమి మొత్తం 400 సాక్ష్యాధారాలతో కూడుకొని ఉన్నది. అటుచైనా వాదాన్ని వివరిస్తూ వారి అధికారులు అందజేసిన మరొక 250 సాక్ష్యపత్రాలు కూడా అందులో జేర్చబడ్డాయి.

లోగడ ఢిల్లీలో జరిగిన నెహ్రూ, చౌ ఎన్—లై సమావేశాన్ని పురస్కరించుకొని ఉభయ ప్రభుత్వాలవారు ఈ అధికార బృందాలను ఏర్పాటు చేసిన విషయం పాఠకులకు విదితమే. ఉభయ అధికార బృందాలవారు తమ తమ ప్రభుత్వాల వైఖరిని విశదీకరిస్తూ విడివిడిగా రెండు నివేదికలు తయారు చేశారు.

అధికారబృందాలవారు మొదట పెకింగులోను, ఆతర్వాత ఢిల్లీ, చిట్టచివర రంగూన్‌లోను సంప్రదింపులు జరిపి ఈ నివేదికలు తయారు చేశారు.

ఇండియా అన్నపేరు ప్రాచీనకాలంనుంచి ఎన్నోశతాబ్దాల క్రితం స్థిరపడిపోయిందనీ, దాని దేశాలమధ్య సాంప్రదాయక సరిహద్దు అనేది సరిహద్దులకు సంబంధించి ఇటీవల పన్నెండు నెలలక్రితం తప్పించి ఇంతకుముందు ఎట్టి పెద్ద వివాదంగాని తలయెత్తలేదన్న విషయాన్ని భారత అధికారులు అందజేసిన సాక్ష్యాధారాలు ఎట్టి సందేహానికిగాని తావులేకుండా స్పష్టంగా నిరూపించినట్టు తెలుస్తున్నది.

ఉభయ అధికార బృందాలవారు దాదాపు ఆరు నెలలపాటు జరిపిన సంభాషణలు ప్రధానంగా ఈ రెండు విషయాలపై కేంద్రీకరించబడ్డాయి: (1) చైనా—ఇండియా సరిహద్దు అన్నది లాంఛనంగా ఎన్నడైనా నిర్ణయించబడిందా ? (2) ఉభయదేశాలమధ్య సాంప్రదాయకసరిహద్దు అన్నది ఎక్కడ ఉన్నది ?

చైనా తనవాదాన్ని సమర్థించుకొనడానికి తన ప్రాచీన భౌగోళిక పటాలనుంచిగాని, పాతరికార్డులనుంచిగాని ఎట్టి ఆధారాలు చూపలేకపోయింది. కాకపోతే చైనా అధికార బృందంవారు తమ పాతవాదాన్నే తిరిగి లేవనెత్తి చైనా పటాలలో చూపబడినదే (లేక దానికి చేరువగా ఉన్నదే) ఉభయ దేశాల మధ్య సరిహద్దు అని పేర్కొన్నారు. అంతేగాక ఉభయదేశాల మధ్య సరిహద్దు అనేది, ఇంతవరకు నిర్ణయింపబడలేదనీ, పరస్పర సంప్రదింపులద్వారా ఇప్పుడు దాన్ని నిర్ణయించుకోవాలని కూడా పేర్కొన్నారు.

భారత అధికార బృందవారైతే చైనా వాదాన్ని పూర్తిగా బుట్టదాఖలా చెయ్యటానికి వీలైనంత సాక్ష్యాధారాలన్నిటినీ అందజేసినట్టు గట్టిగా విశ్వసించబడుతున్నది. భారత చిత్రపటాలలో చూపించబడినదే ఉభయ దేశాలమధ్య నిజమైన సాంప్రదాయక సిద్ధమైన సరిహద్దు అని నిరూపించడమేగాక ఈ సరిహద్దుల నిర్ణయంపేరుతో చైనాకు తనకు చెందని పెద్ద పెద్ద భారత భూభాగాలమీద హక్కులు ప్రకటిస్తూ లోపలికి చొచ్చుకొని వస్తున్నదని కూడా భారత అధికారులు తమ నివేదికలో ఆరోపించారు.

ఇక రెండవ ప్రశ్నకు సంబంధించి ఉభయ చారిత్రక పరిణామాలద్వారా ఏనాడో స్థిరపడిపోయిందనీ, ఉభయ దేశాలమధ్య లాంఛనంగా ఎన్నడైనా సరిహద్దుల నిర్ణయం జరిగిందా అన్న చైనా వాదం అర్థరహితమైనదనీ, ప్రస్తుతం వివాదానికీ, దానికీ ఎట్టిసంబంధంలేదనీ భారత అధికారులు స్పష్టీకరించారు.

పోగా, రెండు దేశాలమధ్య ఖచ్చితమైన సరిహద్దు అనేది ఉభయ ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం జరిగినప్పుడుగాని నిర్ణయించబడినట్టు కాదని చైనా వాదిస్తున్నట్టైతే, 1960 సంవత్సరానికి ముందు చైనా — బర్మా దేశాల మధ్య సరిహద్దు అనేది ఎక్కడ ఉన్నదని భారత అధికారులు ప్రశ్నించారు. పైగాచైనా,మంగోలియాల మధ్య ఇంకా ఆమాటకువస్తే చైనా, సోవియెట్ యూనియన్ల మధ్య ఇంతవరకు సరిహద్దు అనేది లేకపోవడాన్ని కూడా ఈ సందర్భంలో వారు సూచించారు. ఇండియా, చైనా సరిహద్దును లాంఛనంగా నిర్ణయించాలనడంలో ఈ వివాదం పరిష్కారంకాదు. నేపాల్, బర్మా, ఉత్తర సరిహద్దులవాదిరిగాక, ఇండియా, చైనా సరిహద్దు భూభాగాలు ఒకదానికొకటి ఎడంగా ఎంతోదూరం విస్తరించుకుని ఉన్నాయని కూడా వారు పేర్కొన్నారు. కాబట్టి ఈ భూభాగాలలో ఏవి నిజంగా ఎవరికి చెందినవనే విషయాన్ని నిరూపించుకొనడం మీదనే వివాదం అంతా ఆధారపడి ఉన్నదనీ, అసలు వివాదం అంతటికీ ఇదే ముఖ్యకీలకమని వారు వివరించారు. ఈ భూభాగాల విషయంలో చైనా ప్రభుత్వం తను వేటిమీద హక్కులనైతే ప్రకటిస్తున్నదో వాటిని సమర్థించడానికి తగిన సాక్ష్యాధారాలు వేటినీ చైనా అధికారులు సమకూర్చలేకపోయారట. అధమం ఒక పెద్ద మ్యాపును కూడా వారు అందజేయలేకపోయారని తెలుస్తున్నది.

సమితితో షోంబీ సహాయ నిరాకరణ

లుముంబా పలాయనం వివరాలు యివ్వడట

ఎలిజబెత్ విల్లీ, ఫిబ్రవరి 12:—

కాటంగా ఖైదునుంచి శ్రీ లుముంబా పలాయనం వివరాలను తెలపవలసిందిగాకోరుతూసమితిచేసినఅభ్యర్థనను ప్రెసిడెంట్ షోంబీ నిరాకరించారు. "ఇది పూర్తిగా కాటంగా అంతరంగిక వ్యవహారం. ఇతరులకు ఈ విషయంలో జోక్యం అనవసరం" అని ఆయన అన్నారు. శ్రీ లుముంబా పలాయనానికి సమితికి చెందిన మొరాకో సేనలు తోడ్పడినవని కూడా శ్రీ షోంబీ ఆరోపించారు.

కాంగో నాయకుల రౌండ్ టేబిల్ సమావేశానికి హాజరుకావడానికి కూడా శ్రీ షోంబీ నిరాకరించారు.

ఫ్రెంచి కాంగో ప్రెసిడెంట్ శ్రీ ఆబీ ఫుల్బర్ట్ యూలో కాటంగావచ్చిన సందర్భంలో శ్రీ షోంబీ తన గృహంలో ఏర్పాటుచేసిన పత్రికా విలేఖరుల గోష్ఠిలో ముచ్చటిస్తూ పై ఆరోపణలు చేశారు.

లుముంబా పలాయనం వ్యవహారాన్ని పరిశోధించ వలసిందిగా సమితి అభ్యర్థించినదనీ, కాని ఈ వ్యవహారం పూర్తిగా కాటంగా స్వవిషయమనీ, ఈ విషయంలో ఇతరులకు జోక్యం అనవసరమని ప్రెసిడెంట్ షోంబీ అన్నారు.

కొంచెం ఉద్రేకంతో తన కంఠస్వరాన్ని హెచ్చిస్తూ శ్రీ షోంబీ ఇంకా ఇలా అన్నారు: 'లుముంబా పలాయనంలో మొరాకో సైనికులకు కొంతకాకపోతే కొంతయినా జోక్యం ఉంది".

లుముంబా పలాయనం వ్యవహారం దర్యాప్తు చేయడానికి ఇథియోపియా జనరల్ ఇయసౌ రానున్న విషయాన్ని సమితి ప్రతినిధి ఒకరు నేడు ధృవీకరించారు.

లుముంబా పలాయనం వివరాలు తెలిపేవిషయంలో సమితి అభ్యర్థనను షోంబీ నిరాకరించిన దృష్ట్యా, ఆయన శ్రీ ఇయసౌను అధికార పూర్వకంగా కలుసుకొనకపోవచ్చుననీ, అయినా, కలుసు

[మిగతా 3 వ పేజీలో]

భూ కమతాల బిల్లు:

ప్రణాళికా సంఘంచే రాష్ట్రపతికి సమర్పణ

బదిలీలు, విభజనలకు సంబంధించిన క్లాజును రాష్ట్ర ప్రభుత్వం మార్చాలని సూచన

ఢిల్లీ ఫిబ్రవరి 12—

ఆంధ్రప్రదేశ్ భూకమతాల గరిష్ఠ పరిమితిని నిర్ణయించే బిల్లును ప్లానింగు కమిషన్ రాష్ట్రపతి అనుమతికి సిఫార్సుచేస్తూ, ట్రాన్స్‌ఫర్లు, విభజనలకు సంబంధించిన క్లాజును రాష్ట్రప్రభుత్వం మార్చుచేయాలని కోరింది.

బిల్లు ప్రకటించిన పిమ్మట చేసిన ట్రాన్స్‌ఫర్లు చెల్లకూడదని కమిషన్ అభిప్రాయం. బిల్లు ఆమోదింపబడి అమలులోకివచ్చే తేదీవరకు ట్రాన్స్‌ఫర్లు చెల్లుతాయని శాసనసభలు బిల్లులోని క్లాజును ఆమోదించాయి. త్వరలో ఆంధ్రా బిల్లు రాష్ట్రపతి ఆమోదాన్ని పొందనున్నది. ప్లానింగు కమిషన్ సలహాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే, ఈ సలహా ప్రకారం చట్టాన్ని సవరించవలసి ఉంటుంది. లేక వీలుంటే ఒక ప్రకటనచేసి చట్టాన్ని అమలుపరుస్తుంది.

తెలంగాణా ప్రాంతంలోమాజీహైదరాబాద్ ప్రభుత్వం భూసంస్కరణలను ఇంతక్రితమే అమలుపరిచింది. ఈ ప్రాంతంలో కూడా కొత్త చట్టాన్ని అమలుపరిచేవరకు జరిగిన ట్రాన్స్‌ఫర్లు అంగీకరించవలసి వస్తుంది. ఈ విషయం కమిషన్‌కు బాధకలిగించింది. మధ్యప్రదేశ్, ఒరిస్సా విషయంలో కూడా ఇంతక్రితం భూసంస్కరణల బిల్లును కమిషన్ ఇష్టంలేకపోయినా రాష్ట్రపతికి సిఫార్సుచేసింది.

బ్రిటన్‌లో ఇండియా ఆఫీసు లైబ్రరీ సమస్య

ఇండియా పాకిస్తాన్ చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:—

లండన్‌లోవున్న ఇండియా ఆఫీసు లైబ్రరీని గురించి పాకిస్తాన్ విద్యామంత్రి శ్రీ రహ్మాన్, భారత సాంస్కృతిక మంత్రి శ్రీ హుమాయూన్ కబీర్‌ల మధ్యనిన్న యిచ్చట చర్చలు జరిగాయి. ప్రధాని నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడుఅయూబ్‌ఖాన్, లాల్బహాదూర్‌ల సంప్రదింపులను పురస్కరించుకొని, నిన్నటి చర్చలు కొనసాగాయి.

ఈ సమస్యను త్వరితంగా పరిష్కరించ వలసిన అవసరం ఎంతైనా గలదని ఉభయ ప్రభుత్వాలు గుర్తించాయని, ఒక సంయుక్త ప్రకటన వెలువడింది. వీరిద్దరు త్వరలోనే తిరిగి సమావేశమౌతారు. జూలై 31 వ తేదీన ఉభయ ప్రభుత్వాల ఉద్యోగులు సమర్పించే నివేదికలను పరిశీలించి తాము ఏమి చేయవలసి వుంటుందో వీరు నిర్ణయించు కొంటారు.

ఢిల్లీ టెస్టు

పాక్ జట్టు 'ఫాలో ఆన్'

ఇండియావిజయావకాశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి—12:

ఢిల్లీ క్రికెట్ టెస్టు వాల్గవరోజున పాకిస్తాన్‌ఆటగాండ్రు నేడు286పరుగులు... చేసి అంతాఔటయ్యారు. మొదటి ఇన్నింగ్స్ స్కోర్‌లో భారత జట్టుకంటె 150 పరుగులకు మించి వెనుకబడి ఉండడంవల్ల పాకిస్తాన్ ఆటగాళ్లు వెంటనే ఫాలో ఆన్ చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడినది.

ఆటకు మిగిలివున్న కాలం ఇక ఒక రోజు మాత్రమే. రేపుసాయంత్రంలోగా ఇండియా జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లనందర్నీ ఓడించ గలిగినట్లయితే తప్పని సరిగా విజయాన్ని చేపట్టవచ్చు.

పాకిస్తాన్ ఆటగాళ్లు రెండవఇన్నింగ్స్‌లో నేడు ఆట ముగిసే సమయానికి ఎట్టి నష్టం లేకుండా 57 పరుగులు చేశారు.

ఇప్పటికి రెండు జట్ల స్కోరు వివరాలు ఇవి: ఇండియా మొదటి ఇన్నింగ్స్ 463, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ 286, పాకిస్తాన్ రెండవ ఇన్నింగ్స్:ఇమితాజ్ 26,(బ్యాటింగ్) హనీఫ్ మహమ్మద్36 (బ్యాటింగ్) మొత్తం 57 పరుగులు.

బస్తర్‌రాజా అరెస్టుపట్ల శ్రీ రంగా నిరసన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 12:—

స్వతంత్రపార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్. జి. రంగా ఈ క్రిందివిధంగా ఒక ప్రకటన గావించారు:

"బస్తర్ మహారాజాను అరెస్టుచేయడంద్వారా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసింది. ప్రభుత్వం అనాలోచితంగా, త్వరపడి తీసుకొన్న ఈ చర్యవలన కొండజాతి ప్రజల విషయంలోనేకాక, మాజీ సంస్థానాధీశ్వరుల విషయంలో కూడా ముందు ముందు ఎట్టిపరిణామాలు సంభవించగలవో, ఇప్పుడే చెప్పడం కష్టం. రాష్ట్రాలను సంఘటితపరచడంతోనే సార్వభౌమాధికార తత్వం అంతరించిందన్న విషయాన్ని విస్మరించి, మాజీ సంస్థానాధీశ్వరుల వారసత్వం, వివాహం, గౌరవ మర్యాదలు మొదలయిన వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం కలుగజేసికొనడం మరింత అనుచితం. ఈ వ్యవహారాలను కేవలం న్యాయస్థానాలుమాత్రమే పరిష్కరించవలసి వుంది. తమ ఆస్తులపైన, గౌరవ మర్యాదలమీద తమ కుటుంబాలకుగల హక్కులను మాజీ సంస్థానాధీశ్వరులు ప్రభుత్వానికి ఎప్పుడు, ఏవిధంగా దత్తంచేశారో నాకు ఆశ్చర్యంగావుంది. ప్రభుత్వపక్షానికి వ్యతిరేకమయిన రాజకీయపార్టీలలో ప్రవేశించినంత మాత్రాన వారి పౌరహక్కులను త్రోసిపుచ్చడం పార్టీ ప్రభుత్వాలకు సబబుకాదు. క్షేమమూ కాదు."

తాజా వార్తలు
[3 వ పేజీలో]

కలకత్తా, ఫిబ్రవరి 12.—

ప్రభుత్వోద్యోగుల జీవితభీమా ప్రాంతీయ కార్యాలయంలో నిన్న అగ్నిప్రమాదం సంభవించింది. ఒకటిన్నరగంట వరకు అగ్నిమాపకదళాలు ప్రయత్నించిన మీదట మంటలను చల్లార్చగలిగారు.

అంబికా జవ్వాజి బత్తి.
ఎల్లప్పుడు క్యూటీకురా సెంటు. మనోహరం సెంటు. వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రోడక్ట్సు రిజిష్టర్డు
ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

సంగ్రహ ప్రకటనలు

ఉచితము

జోసోపురం పంచకావ్యములు తీసిన న్యూస్ ఏజంట్లు, బుక్‌స్టాల్సుకు వారిపేరుతో, 'పనే మిల్ బోర్డు' ఉచితము. వివరములకు నేడే, వ్రాయండి. జోసో, జోసోపురం అంబాజీపేట పోస్టు (తూ. గో.)

వైద్యము

దీర్ఘరోగములకు నమ్మకమైన చికిత్సకుం రావూస్ (పోడక్సు), పొత్తూరి వారి తోట, గుంటూరు—1. వీరు పరికరముల సహాయం లేకుండానే నాడీ పరీక్షతో వ్యాధి నిర్ణయింతురు. క్యాటలాగు ఉచితం.

అమ్మకమునకు

ఆంధ్ర యూనివర్సిటీ బి. యే. అండ్ బి.యస్.సి. తెలుగు గ్రామరు గైడ్ సిద్ధముగా మన్నది. శ్రీ జె. నారాయణ శాస్త్రి, ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణము వ్రాసినది. వెల: రు. 1—50.

వేలము నోటీసు

పేల్పూరు పంచాయతీ.

1961—62 సంవత్సరమునకు పంచాయితీలోయున్న, మంగళవారపుసంత, మంగళవారపు పశువులసంత, బళ్ళగేటు, కబేళాలలో ఫీజు వసూలు చేసుకొనుహక్కును, మరియు పశువుల సంతలో పేడవెత్త ప్రోగుచేసుకొను హక్కును, ది. 24—2—61 తేదీని పగలు గం. 2—20 మొదలు పంచాయితీ ఆఫీసువద్ద, ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారిచే వేలం వేయబడును. యితర విషయములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

జి. వెంకటనారాయణ, బి.కాం., ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

టెండరు

1—3—61 నుంచి ఒకసంవత్సరంపాటు దిగువ రెజిమెంటల్ షాపులు నడిపే నిమిత్తం టెండర్లకు దరఖాస్తులు తాంబరం నం. 2. బి.టి. ఎస్. ఎయిర్ ఫోర్సు స్టేషన్, ఆఫీసర్ కమాండింగ్ వారిచే కోరబడుచున్నవి. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులతో ఇన్‌కంటాక్సు సేల్సుటాక్సు క్లియరెన్స్ సర్టిఫికెట్లు జతపరిచి పంపవలెను.

1. వెస్త్రులుకుట్టే షాపు
2. స్వర్ణకాలు, హార్డ్వేర్ల షాపు
3. ఫోటో స్టూడియో.

టెండరు ఫారములకు దరఖాస్తులు 14—2—61 మ. 12 గం. వరకు అంగీకరించబడును. అందుకుగాను హెడ్‌క్వార్టర్సు, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్‌లో రు. 5— చెల్లించవలెను. దరఖాస్తుదారులకు టెండరు ఫారములు 17—2—61 తేదీన జారీచేయబడును. పూర్తిచేసిన టెండరు ఫారములు 25—2—61 మ. 12 గం. వరకు తీసుకొనబడును.

ఈవిషయంలో లోగడ అనుభవంవున్నవారు ముందుగా కంట్రాక్టుకు సెక్యూరిటీ మొత్తం డిపాజిటు చేయగలవారు, గత మూడు సంవత్సరముల ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్ దాఖలు చేయగలవారు మాత్రమే దరఖాస్తులు పంపుకోవలెను.

ప్రకటన

ఈపూరుపాలెం పంచాయతీ.

గుంటూరుజిల్లా, బాపట్ల తాలూకా ఈపూరుపాలెం పంచాయతీ స్లాటర్ హౌస్‌లోను, డైలీ మార్కెట్టులోను రుసుములు వసూలు చేసుకొను హక్కును పంచాయతీ ఆఫీసువద్ద ది. 27—2—1961 వ తేది ఉదయం గం. 8—00 లకు, సాయంత్రం గం. 2—00లకు వరుసగా బహిరంగ వేలము వేయబడును.

మరియు యీదిగువ నుదహరించిన సప్లయిలకు వాటికెదురుగా చూపిన తేదీలలో అందుకు నిర్ణయించినకాలములో సీలువేయబడిన టెండర్సు తీసుకొనబడును.

1. 1961—62 సం.నకు తెల్లకిర్సనాయిలు 23—2—61 సాయంత్రం 3—00గం.వరకు
2. 1961—62 సం.నకు ఎండుగడ్డి. 23—2—61 సాయంత్రం గం. 4—00వరకు
3. 1960—61 సం.నకు పబ్లిక్ హెల్తు సిబ్బందికి కావలసిన బట్టలు: 25—2—61 సాయంత్రం గం. 3—00వరకు

వేలము షరతులు, టెండరు షరతులు తదితర అవసరమయిన వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

కె. ఎ. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

టెండరు నోటీసు

పోరంకి గ్రామపంచాయతీ.

విజయవాడ తాలూకా, పోరంకి గ్రామ పంచాయితీ ప్రెసిడెంటుగారిచేగాని, లేక వారి అధికారము పొందినవారిచేగాని ది. 20—2—61 తేదీ సాయంత్రము 3 గంటలకు సీలువేసిన టెండర్లు తీసుకొనబడి అదేరోజు సాయంత్రము 4 గంటలకు తెరువబడును. యితర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

పనివివరము :— పోరంకిలో ప్రస్తుతమున్న పైపులైనును పెంచుట.

ఎస్టిమేటు మొత్తము:— రు. 15000 లు. చెల్లించవలసిన డిపాజిటు మొత్తము రు. 750లు

కిలారు రుక్మాంగదరావు, ప్రెసిడెంటు.

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు-9

—: x :—

సంపూర్ణ స్వాతంత్ర్యోద్యమం

రచన: శ్రీ కొడాలి ఆంజనేయులు

క్రిందటి వ్యాసంలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీసభ్యులు 1942 ఆగస్టు 8వ తేదీని అరెస్టుచేయబడి ఎక్కడికో కొనిపోబడిరని వ్రాశాను. వారు, తరువాత అహమ్మద్ నగరం కోటలో వుంచబడినట్లు తెలిసింది. గాంధీజీ పూనాలోని ఆగాఖాన్ మందిరంలో డిటెన్యూగా బంధింపబడినట్లుకూడా వెల్లడి అయింది.

కొత్తగా నియమించబడిన రాజప్రతినిధి కార్యవర్గంలోని భారతీయసభ్యులు కొందరు అనుకొన్నట్లుగానే ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, విప్లవోద్యమాన్ని గర్హించ సాగారు. ఎవ్వరేమనుకుంటున్నా ఉద్యమం నిరంతరాయంగా సాగుతూనే వుంది. ఆగస్టులో ప్రారంభమైన ఉద్యమం యెలా విజృంభించిందో, 1942 చివర వరకూ జరిగిన సంఘటనలనుగూర్చి, కేంద్రప్రభుత్వం వారు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలూ యిచ్చిన అంకెలు కొన్ని ఇదివరకే ఉదాహరించాను. నిజానికి ప్రభుత్వంవారు చెప్పిన అంకెలకంటె చాలారెట్లు ఎక్కువగానే, కాల్పులు, లాఠీచార్జీలు, నిర్బంధాలు నిషేధపు ఉత్తరువులు జరిగినవి. ఈ ఉద్యమం ఇలాసడుస్తూండగాముస్లింలీగ్‌నాయకుడు జిన్నా కొత్తయుప్పట్టిందికాంగ్రెస్‌వారిబొంబాయి తీర్మానంవలన తటస్థించిన ఈ విషమపరిస్థితులకు భయపడి ప్రభుత్వంవారు లొంగిపోయి కాంగ్రెసుతో సమాధాన పరచడానికి వారికోరికను మన్నించేయెడల అల్పసంఖ్యాకులనుముఖ్యంగాముస్లిములను వాపసురూపాలులేకుండా చేసినట్లవుతుందని ఆయన ఒక ప్రకటనచేశాడు.అంతేకాదు. ముస్లింలీగు యుద్ధానికి సహాయం చేస్తూండని మాట వాస్తవమే. అంతమాత్రంతో ప్రభుత్వానికి లీగు ప్రతికూలంకాదు. ప్రభుత్వాధికారంలో ముస్లింలీగుకు స్థానం కల్పిస్తే ముస్లిములు ఉత్సాహంగా యుద్ధసహాయం చేస్తారనికూడా ఆయన అన్నాడు. కాంగ్రెసు సహాయ నిరాకరణానికి ప్రభుత్వం భయపడే విషయంలో ముస్లిములంతకంటె ఎక్కువ సమలుచేసి ప్రభుత్వాన్ని లొంగదీయగలరని బెదిరించాడుకూడా. కాంగ్రెస్ జైలులో వుండగా యేదోవిధంగా ప్రభుత్వాధికారం సంపాదించాలని జిన్నా యింకా యిలా అన్నాడు. "బ్రిటిష్‌వారు ఉంగరాల చేతితో మొట్టికేనేగాని, ఇండియాలో ఎన్నడూ ఏసమస్యా పరిష్కారించకాలేదు. యుద్ధం ముగిసిన పిమ్మట పాకిస్థాన్‌ను నిర్మించడం జరుగుతుందని హామీ యిచ్చేయెడల హిందువులతో సరిసమాన సంఖ్యాబలంతో తక్షణం ముస్లింలీగు తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి సంసిద్ధంగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం రేపు ఆ హామీయిస్తే హిందువులు గత్యంతరంలేక ఒప్పుకొని తీరుతారు" అనీ జిన్నా వైఖరి అనాడు. ఇక కమ్యూనిస్టుల సంగతి చెప్పనే అక్కరలేదు.వారు గాంధీజీని తదితర కాంగ్రెసువాదులనూ జపానుయేజెంట్లని పంచమాంగ దళ సభ్యులనీ (ఫిఫ్త్ కాలమిస్టులు) ప్రచారం చేశారు.

నిజానికి ఈ ఆగస్టు ఉద్యమంలో జరిగినవని అత్యాచారాలకు ప్రభుత్వంవారే ముఖ్య కారకులని చెప్పాలి.బొంబాయిలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సంఘంవారి తీర్మానంలో, బ్రిటిష్ వారు వెంటనే ఇండియానుండి తొలగిపోవాలనీ, వారు పోయిన వెంటనే ఇండియాలోని అన్ని ముఖ్యరాజకీయ పక్షాలతో ఒక సంయుక్త ప్రభుత్వమేర్పడి ఇండియా రక్షణకుతగిన అన్ని యేర్పాట్లు చేసుకొంటూ స్వాతంత్ర్యసంగ్రామంలో తక్కిన మిత్రదేశాలతో సమాన భాగస్వామిగా ఆ ప్రభుత్వముండగలదనీ, తరువాత రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఇండియా ఒక ఫెడరల్ రాజ్యాంగ చట్టము తయారుచేసుకోగలదని ఉన్నది. ఇందుకు బ్రిటిష్‌ప్రభుత్వం అభ్యంతరాలు కల్పిస్తున్నది గనుక, భారత స్వాతంత్ర్య సంపాదనము నిమిత్తం గాంధీజీ నాయకత్వం క్రింద అహింసాయుత సమష్టి శాసనోల్లంఘనమును కాంగ్రెసుప్రారంభింపనున్నదనీ ప్రజలందరు గాంధీజీ నాయకత్వం క్రింద క్రమశిక్షణగల సైనికులవలె కష్టనష్టముల కోర్చుకొని ఆయన అడుగుజాడలలో ప్రవర్తించవలెననీ ఉంది. ఈ తీర్మానం బయటపడక మునుపే, హటాత్తుగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యులను, గాంధీజీని ఎక్కడికో తీసుకొని పోవడమూ, భారతదేశంలో ఆగస్టు 9 నుండే తదితరనాయకులందరినీ నిర్బంధించడం వలన ప్రజలు కోపోద్రిక్తులై విధ్వంసచర్యలకు దిగినారని చెప్పాలి. గాంధీజీ తాను చేయ దలచుకొన్న పని ముందుగా ప్రభుత్వానికి చెప్పనిది ఎన్నడూ చేసే అలవాటులేదు. ఈ సంగతి పూర్వచరిత్రను బట్టి ప్రభుత్వానికి బాగా తెలిసి వుండాలి.అయినా, ఈ సందర్భంలో ప్రభుత్వంవారు వెంటనే, కాంగ్రెసు నాయకులను గాంధీజీని అరెస్టు చేయడం అనాలోచితంగా చేసిన పనికాదు. ఈ తీర్మానం జరిగిన తరువాత గాంధీజీ దీనిని వ్యాఖ్యానిస్తూ, ప్రకటనలు చేసినయెడల ప్రపంచాభిప్రాయం, ముఖ్యంగా మిత్రదేశాల అభిప్రాయం, భారతదేశమునకు సుముఖంగా మార్పుచెందడానికి సావకాశముంది. అటువంటి సావకాశం కల్పించడం బ్రిటిష్ ప్రభుత్వానికి బొత్తిగా యిష్టంలేదు. అందువల్లనే బొంబాయితీర్మానం జరిగిన వెంటనే, గాంధీజీని తదితర నాయకులను ప్రభుత్వంవారు అరెస్టుచేయడం తటస్థించింది.

ఈ విషయం గాంధీజీ ఆగాఖాన్ మందిరంలో నిర్బంధంలో వుండగా ప్రభుత్వవారికి వ్రాసిన ఉత్తర ప్రత్యుత్తరముల వలన స్పష్టమౌతూన్నది. బొంబాయి తీర్మానం జరిగిన 1942 ఆగస్టు 8 వ తేదీని గాంధీజీ, రాజప్రతినిధిని కలుసుకొని మాట్లాడ తలచారు. కాని రాజప్రతినిధి అది జరుగనీయ కుండానే దేశమంతటా తీవ్రనిర్బంధ విధానమునకు చర్యలు తీసుకొన్నారు. ఆపైన జరిగిన అల్లకల్లోలమునకు కాంగ్రెసు నాయకులూ గాంధీజీ కారణమని ప్రభుత్వం వారాలోపించడం జరిగింది. ఈ ఆరోపణను గూర్చి ఆగాఖాన్ మందిరం నుండి గాంధీజీ వ్రాసిన జాబులకు రాజప్రతినిధి ప్రత్యుత్తరములు సంతృప్తికరంగా లేవు. ఆకారణముతో 1943 ఫిబ్రవరి 9 నుండి మార్చి రెండవతేదీ వరకు 21 రోజులు ఉపవాస వ్రతం అవలంబించ తలచుకొన్నట్లుగా గాంధీజీ రాజప్రతినిధికి వ్రాశారు. రాజప్రతినిధి తన ప్రత్యుత్తరంలో "కాంగ్రెసుమీద చేయబడిన ఆరోపణలకు, ఎప్పుడో ఒకప్పుడు మీరూ మీ సహచర కాంగ్రెసు నాయకులు కూడా జవాబు చెప్పుకొని ప్రపంచమునకు మీ నిర్దోషిత్వమును రుజువు చేసుకొనవలసి యున్నది. ఈలోగా మీరిప్పుడు చేయనుద్దేశించిన పనికి పూనుకొని మీరు తేలికగా తప్పించుకొని బయటపడాలని ప్రయత్నిస్తే ప్రపంచం మీరుచెప్పదగిన సమాధానం లేదనుకొని మీకు ప్రతికూలంగా తీర్పు యిస్తుంది" అనే మాటలను వ్రాశారు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలనూ అంతకు పూర్వం జరిగినవన్నీ ఫిబ్రవరి 10వ తేదీని ప్రకటింప బడినవి. రాజప్రతినిధికి గాంధీజీ వ్రాసిన ఉత్తరాలలో దేశంలో జరుగుతూన్న దపుర్ణ్యాలను నిరసిస్తూ ఇంకా మరికొన్ని విషయాలు కూడా వ్రాశారు. "ఈ ఉత్తరాలు ఇంతకు ముందే ప్రభుత్వంవారు ప్రకటించి వుంటే కాంగ్రెసు పేరుతోనూ గాంధీజీ పేరుతోనూ జరిగిన విధ్వంసక చర్యలు జరిగి వుండేవి కావనీ, గాంధీజీ ఉపవాసం ప్రారంభించక మునుపే ఆవిషయం ప్రభుత్వం వారు వెల్లడిచేసి వుండవలసిందనీ అన్నారు. రాజాజీ 1943 మార్చి 8 వ తేదీని చేసిన ఒకప్రకటనలో

గాంధీజీ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 9 నుండి మార్చి 3 వ తేదీతో ఆయన ఉపవాస వ్రతం ముగిసింది. గాంధీజీ చేసిన ఈ ఉపవాసం మరొకసారి ప్రపంచ దృష్టిని ఇండియా వైపుకు మరల్చునట్లు చేయగలిగింది. తరువాత లిన్‌లిత్‌గో ప్రభువుకు బదులుగా లార్డు వెవెల్ వైస్రాయిగా నియమింప బడ్డాడు. ఆయన 43 అక్టోబరు 18 న ఢిల్లీకి చేరుకొన్నారు. ఆయన కూడా ఇండియా స్వాతంత్ర్యమును గూర్చి బ్రిటిష్ మంత్రివర్గంవారి సూచనలలోని పాతపాటలనే పాడడం ప్రారంభించారు. కాని అందువలన యేమీ ప్రయోజనం కలుగలేదు. అప్పుడు బొంబాయి తీర్మానమునూ, వ్యక్తులుగా తమంతట తాము ఆలోచించుకొని ఉపసంహరించుకోవలసిందని కాంగ్రెసు వాదులను వైస్రాయి కోరాడు. అది కూడా యేమీ పనిచేయలేదు. కాంగ్రెసు వారు బిర్రబిగిసి కూర్చున్నారు. ఇంతలో 1944 ఏప్రిల్ 14 వ తేదీని గాంధీజీకి జబ్బుచేసింది. 1944 మే 6 వ తేదీని, గాంధీజీయున్నూ ఆయనతోపాటుగా ఆగాఖాన్ మందిరంలో వుంచబడిన ఆయన అనుచరులున్నూ వదలివేయబడినారు. గాంధీజీ మళ్లీ మామూలుగా పూనాలోని 'పర్ణకుటి' చేరుకొన్నారు. కస్తూరిబా గాంధీ, మహదేవ దేశాయిలు జైలులోనే మరణించారు.

గాంధీజీ విడుదలయినపిమ్మట 1944 జూన్ 17 న రాజప్రతినిధిని కలుసుకొన గోరుతూ ఒక పుత్తరం ఆయనకు వ్రాశారు. రాజప్రతినిధి అంగీకరించలేదు. గాంధీజీ, జైలులోనున్న వర్కింగు కమిటీని కలుసుకొనేటందుకు కూడా వైస్రాయి అంగీకరించలేదు.

కాని 1945 జూన్ 14 వ తేదీని రాజప్రతినిధి వేవెల్ ఇండియాలోను, భారత రాజ్యాంగ కార్యదర్శి అమెరీ కామన్సు సభలోను, ఒకే సమయంలో, భారతదేశ రాజకీయ ప్రతిష్ఠంభనమును తొలగించేటందుకు కొన్నిసూచనలు చేస్తూ ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనతో పాటు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యులు కూడా విడుదలయినారు. తిరిగి భారత రాజకీయ వాతావరణం ఆశాజనకంగా కనిపించింది. ఆసూచనల ప్రకారం రాజప్రతినిధి వివిధ పక్షాల ప్రతినిధులను ఆహ్వానించి, వారు అందరూ కలసిగాని లేక వేర్వేరుగా గాని యిచ్చిన పేర్లుగల వారితో రాజప్రతినిధి కార్యనిర్వాహక సభ్యులను నియమించుకొనేటట్లున్నూ ఆతరువాత రాష్ట్రాలలో కొయలిషన్ ప్రభుత్వాలను యేర్పాటు చేసుకొనేటట్లున్నూ ఈ ప్రభుత్వాలు యుద్ధానంతరం వరకు సహకారంతో పనిచేసేటట్లు జరుగవలసియున్నది. అయితే వైస్రాయి కార్యవర్గంలో మహమ్మదీయులు, హిందువులు (షెడ్యూల్డు తరగతులువారు గాక) సమాన సంఖ్యలో నుండవలయునని కూడా స్పష్టంచేయబడింది. కాని అన్నిపక్షాలవారు కలసి ఒక జాబితాను పంపలేక పోయినారు. ముస్లింలీగువారూ యూరోపియనులు తప్ప తక్కిన వారంతా ప్రత్యేకం తమ తమ జాబితాలను వేరువేరుగా పంపారు "ముస్లింలీగు ప్రతినిధులు తప్ప, మరే మహమ్మదీయ ప్రతినిధి వైస్రాయి కార్యవర్గంలో ఉండడానికి వీలులేదు. భారతదేశంలోని ముస్లిములందరికీ ఏకైక ప్రతినిధి ముస్లింలీగే" నన్నాడు జిన్నా వైస్రాయిని కలుసుకొని. వైస్రాయి ఆ అభిప్రాయంతో ఏకీభవించలేదు. తరువాత గాంధీజీ వైస్రాయిని కలుసుకొన్నారు. మరునాడు కాంగ్రెసు అధ్యక్షుడు కలుసుకొన్నాడు. తాను సూచించిన ముస్లిం ప్రతినిధులను, జిన్నా అంగీకరించడం లేదని మాత్రం వైస్రాయి కాంగ్రెసు ప్రెసిడెంట్‌తో చెప్పాడు. అంతేకాని తాను సూచించిన పేర్ల లిస్టు కూడా చెప్పలేదు వైస్రాయి. తరువాత వైస్రాయి తన ప్రయత్నం విఫలమయిందని అందుకు తానేకాకుండా జిన్నా కూడా కారణమనీ ప్రకటన చేశాడు.

బ్రిటన్‌లో కొత్త ఎన్నికలుజరిగి 1945 జూలై 10 వతేదీని లేబరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆగస్టు 25 తేదీన ఇండియాలోని కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు క్రొత్త ఎన్నికలు జరిపేటందుకు ప్రకటన చేయబడింది. వేవెల్, ఇంగ్లాండుకుపోయి సెప్టెంబరు 18వ తేదీన తిరిగివచ్చి ఈ క్రిందిప్రకటన చేశాడు "భారతదేశానికి రాజ్యాంగ చట్టాన్ని తయారు చేసేటందుకు సాధ్యమైనంత త్వరలో రాజ్యాంగ పరిషత్తును నిర్మించవలయునని బ్రిటిష్ ప్రభుత్వంవారి ఉద్దేశం. అందుకుగాను మొదట రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన వెంటనే 1942లో చేయబడిన ప్రకటనలోని విషయాలు అంగీకారమో, లేదో, లేక యేవైనా మార్పులు అవసరమో తెలుసుకొనేటందుకు ఎన్నుకోబడి అసెంబ్లీ ప్రతినిధులతో చర్చలుజరపడానికి నాకు అధికారమియ బడినది" అని ఆయన ప్రకటించాడు. ఇంకా ఆయన అనేక ముఖ్య విషయాలు తనప్రకటనలో వివరించాడు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యమును గూర్చిన ప్రకటనలేనందున వేవెల్ పునవ్యాసం, దేశంలో అందరికీ ముఖ్యంగా కాంగ్రెసుకు ఆశాభంగం కలిగించింది.నాటిభారత రాజ్యాంగ కార్యదర్శి లార్డు పెథిక్‌లారెన్సు, భారతీయులు నిర్మించుకొనబోయే రాజ్యాంగపరిషత్తు ఒక్కటే భారతదేశ భవిష్యత్తును నిర్ణయించగలదు అని లార్డు వేవెల్ ప్రసంగాన్ని వ్యాఖ్యానిస్తూ మరొక ప్రకటన చేశాడు.

తరువాత కాంగ్రెసు ఎన్నికలలోకి దిగింది. కాంగ్రెసు ఎన్నికల కమిటీ ఒకటి అఖిలభారత స్థాయిలో యేర్పాటయింది. అందులో ఆజాద్, వల్లభభాయి, రాజేంద్రప్రసాద్, గోవింద వల్లభపంత్, అసఫాలీ, డాక్టరు పట్టాభి, శంకరరావు దేవ్‌లుసభ్యులు. ఎన్నికలు జరిగినవి, ముస్లిములు అధికంగానున్న రెండు మూడురాష్ట్రాలలో తప్ప తక్కిన అన్ని రాష్ట్రాలలోను, కేంద్రములో కూడా కాంగ్రెసు అధిక సంఖ్యాకులతో విజయం పొందింది.

1946 మే 16వ తేదీన సర్ పెథిక్‌లారెన్సు, సర్‌స్టాఫర్డు క్రిప్సు, సర్ ఆలెగ్జాండర్లతో కూడిన బ్రిటిష్ మంత్రిత్రయంవారు బ్రిటిష్ ప్రభుత్వం వారి సంపూర్ణామోదముతో భావిభారత రాజ్యాంగ పరిషన్నిర్మాణమును గూర్చి క్రొత్త ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు. అందులో ప్రజాపరిషత్తు వయస్సు వచ్చిన వారందరి చేతను ఎన్నుకోబడడమే అత్యుత్తమమయినపద్ధతి అయినప్పటికీ యిప్పుడా పద్ధతిని అవలంబించేయెడల నూతన రాజ్యాంగ నిర్మాణం మనకు సహించరానంత ఆలస్యమవు తుంది గనుక ప్రయోజన నిమిత్తం ప్రతినిధులనెన్నుకోవడం ప్రారంభిమ్పద్ధతి బదులుగా, ఈరాజ్యాంగ పరిషత్తుకు రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు ఎన్నుకోవలెనని వివరించారు. ఆ ప్రకారం జనాభా దామాషాసుబట్టి నిర్ణీత సంఖ్యతో ఆయా రాష్ట్రాలనుండి రాజ్యాంగ పరిషత్తు ఎన్నుకోబడింది. కాని తరువాత జరిగిన సంఘటనలను బట్టి భారతదేశం రెండుగా చీల్చవలసిన పరిస్థితులు రావడం ముస్లింలీగ్ వారు రాజ్యాంగ పరిషత్తునుండి విడిపోవడం జరిగింది. 1946 నవంబరులో మీరట్‌లో కాంగ్రెసు జరిగింది. ఆచార్య కృపలానీ అధ్యక్షుడు. కాని ఆయన మధ్య కాలంలో కొన్ని కారణాలవలనరాజీనామా ఈయవలసివచ్చింది. తరువాత రాజేంద్రప్రసాదు అధ్యక్షుడైనాడు.

1947 ఆగస్టులో 15వ తేదిని భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. తరువాతరాజ్యాంగ పరిషత్తులో భారతదేశం రిపబ్లిక్కుగా రూపొందించబడింది.

1948లో జయపూర్‌లో జరిగిన కాంగ్రెసుకు డాక్టర్‌పట్టాభిఅధ్యక్షులైనారు.తరువాతకాంగ్రెస్ కుపురుషోత్తమదాసుటాండన్ అధ్యక్షులు కావడం జరిగింది. ఆయన కూడా కారణాంతరాలవలన మధ్యలో రాజీనామా ఈయవలసివచ్చింది.అప్పుడు జవహర్‌లాల్ అధ్యక్షుడయినారు. పిమ్మట కాంగ్రెసుకు దేబరు అధ్యక్షుడు, తరువాత ఇందిరా గాంధీ, ఇప్పుడు మన సంజీవరెడ్డిగారధ్యక్షుడు.

పూర్వం ఒక సంవత్సరం మాత్రమే అధ్యక్షుడు అధికారంలో వుండేవారు. ఇప్పుడు రెండేళ్ళుంటున్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట నానాటికి కాంగ్రెసు అధ్యక్షుల కుండవలసిన గౌరవం తగ్గిపోతూన్నదని చెప్పక తప్పదు. కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ కూడా కాంగ్రెసు ప్రభుత్వాలు కానీ, కాంగ్రెసు పలుకుబడి ఎక్కువగా నున్న ప్రభుత్వాలుకానీ వుండడంచేత, అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులు కూడా ప్రధాన మంత్రికీ, ముఖ్యమంత్రులకు ఛాయాగ్రహాలుగా మాత్రమే భావింపబడుతున్నారు. ఆయా కాంగ్రెసు కమిటీలు కూడా మంత్రి వర్గాలమీద ఎక్కువగా ఆధారపడుతూన్నవి. కాంగ్రెసు కమిటీ ఆంతరంగిక ఎన్నికలు సైతం ప్రధాన మంత్రీ, ముఖ్య మంత్రుల ఇష్టానిష్టముల మీద ఆధారపడి వుంటూన్నవి. స్వాతంత్ర్యమునకు పూర్వం వలె ఇప్పుడు కాంగ్రెసును జాతీయ సంస్థగా పేర్కొనడానికి వీలులేదు. అదికూడా ఒక పక్షసంస్థ అని చెప్పడమే సమంజసం.

తెలంగాణా అంతటా నేడు మద్యనిషేధం

జాతీయసెలవుదినం సందర్భంగా

హైదరాబాద్, ఫిబ్రవరి 12:— గాంధీజీ అస్థినిమజ్జన జరిగినరోజైన ఈనాడు తెలంగాణా అంతటా మద్యపానం నిషేధింపబడింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయిదు జాతీయ శలవు రోజులలో మొత్తం తెలంగాణాలో మద్యపానం నిషేధిస్తూ ఉత్తర్వుల జారీచేసింది. నేడు జంట నగరాలలోని మద్యం అమ్మే షాపులు, సారా దుకాణాలు సెలవు ప్రకటించినాయి.

"కవికుల గురువు"

—: x :—

చర్ల గురుస్వామి సాహిత్య సుధలాని
జైత్రయాత్రలు సల్ప సాగినావు
అష్టావధాన శతావధాన సరస్వ
తిని-దేసల్ జయపెట్టి త్రిప్పినావు.
మాతృ వాఙ్మయమున మమకార ముదయింప
జనుల మనమ్ముల దనిపినావు
పరభాషపై మోజుబడియున్న నోటికి
తెలుగు కైతల రుచి దెలిపినావు.
"తిరుపతికి జంట వేంకటేశ్వరుఁడె"యనగ
ఏనుగులనెక్కి- నిక్కి- పర్ధిల్లినావు
చెళ్ళపిళ్ళకవీ! పరిపుల్ల కవన
విమల గగన ప్రసన్నరవీ! నమోస్తు.

పద్యమ్ములే మహోపన్యాస జలధులై
అలరింపగల్గె భావాంబుదాల
రూపమే వాణీస్వరూపమై కరముల
ముకుళింపజేసె భావుకగణాల
కావ్య గానమ్మె పికమ్ముల నాదమై
పులకలనూపె శ్రోతలశిరాల
యాత్రయే - అభిమానపాత్రమై - నేత్రప
ర్వాన దేలించె—కొల్లగ జనాల
పొంగెను త్రిలింగసీమ ఉత్తుంగ గాంగ
నిర్మల తరంగ భంగిమానీక సదృశ
మంగళకర ప్రశస్త వాఙ్మయ జపాల--
వేంకటేశ్వరవాణి పర్వెను జగాల

చిలికిన శిష్యవత్సలత - జీవముదాల్చి - అనంతకోటి రూ
పుల వెలిగెన్ - వినూత్న రసముగ్ధకవిత్వ కళావిలాస రీ
తుల నలరారుచున్నటుల దోచును; నీ కవితాకుటుంబము
జ్జ్వల గమనమ్ములన్ బరపళమ్మునగుల్కుచు నాటి నాటికిన్.

—శ్రీ బృందావనం రంగాచార్యులు

శివరాత్రి మహత్త్యం

రచన: శ్రీ సూరిశెట్టి సాంబశివరావ్‌బాబ్జీ

"మాఘ కృష్ణ చతుర్దశ్యా
మాదిదేవో మహానిశి
శివలింగతయో ద్భూతః
కోటిసూర్య సమప్రభః."

— ఆదిదేవు డయిన పరమేశ్వరుడు మాఘ కృష్ణ చతుర్దశినాడు, అర్ధరాత్రి సమయమున అనంతకోటి సూర్యుల శోభాకాంతులతో వెలుగొందే శివలింగ స్వరూపంతో ప్రత్యక్షమయాడు. కాబట్టే మన పురాణాలలో మాఘ కృష్ణ చతుర్దశి నాటిరాత్రి 'శివరాత్రి' అనీ, 'కాళరాత్రి' అనీ అభివర్ణించబడింది.

మనదేశంలో ఆసేతుహిమాచలం మహావైభవంగా—మహోత్సాహంతో సమస్త ప్రజలూ 'శివరాత్రి' పండుగను జరుపుకుంటారు. ఒకప్పుడు నారదమహర్షి శివరాత్రివ్రత పవిత్రతను గురించి చెప్తూ, —"పరతత్వంతో నిండిన వస్తువేదీ ప్రపంచంలో లేదు. కాని శివరాత్రి 'పరాత్పరం',— అంటే అపరతత్వం కన్న గొప్ప" అని వక్కాణించాడు.

శివరాత్రివ్రత మహాత్మ్యం గురించి వశిష్ఠమహాముని యిలా ప్రవచించారు:— "శివరాత్రి వ్రతం సవర్ణులను, అవర్ణులను, ప్రజలెల్లరనూ సర్వసంపదలతో, సుఖాలతో సదా తులతూగునట్లు చేయగల భక్తి, ముక్తి ప్రదాయకమైన వ్రతం. అందువల్లనే హిందువులందరూ శివరాత్రివ్రతాన్ని సామూహిక మహోత్సవంగా జరుపుతారు."

వేదవ్యాసుడు శివరాత్రివ్రతం హిందూమతంలో సనాతనసంప్రదాయానికి చిహ్నమని లిఖించాడు:

"అర్ణవో యదివా శుష్యేత్
క్షీయేత్ హిమవానపి
చలన్తి తే కదాచిద్వై
నిశ్చలంహి శివవ్రతం."

అంటే "సముద్రమంతా ఒక్క నీటిబొట్టు యినా లేకుండా యెండిపోవచ్చును. హిమాలయ పర్వతాలు మంచు యావత్తూ కరిగి పోవచ్చును. లేదా యీరెండూ మచ్చుకయినా లేకుండా రూపుమాసిపోవచ్చును. కాని తరతరాల నుంచీ వస్తూన్నవున్న శివరాత్రి మహత్వం మాత్రం యెల్లప్పుడూ చిరస్థాయిగా నిలచి వుంటుంది." అని అర్థం—

నారదమహాముని ఒకమారు శివరాత్రిమహాత్మ్యం గురించి చెప్తుతూ,ఈవ్రతం మూడు జన్మాలలో చేసిన పాపాలను పూర్తిగా పోగొట్టే మహిమాన్వితమైన వ్రతమని అన్నాడు. కాని ధర్మరాజా దీన్ని ఒకంతట నమ్మలేక శ్రీకృష్ణుణ్ణి — "స్వామీ ఒకే ఒక్కరాత్రి చేసిన వ్రతం మూడు జన్మల పాపాలను పోగొట్టగలుగుతుందని సెలవిచ్చారే! అందుకు నిదర్శనమేదయినా వున్నదా?" అంటూ అడిగాడు.

అప్పుడు శ్రీకృష్ణపరమాత్మ ఇలా అన్నారు: "ధర్మరాజా, లింగపురాణంలో వర్ణించబడిన శివరాత్రి కథ వివరిస్తాను. శ్రద్ధగా విను. ఈ కథను సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి వినిపించాడు. సీలాగునే పార్వతీదేవి కూడా శివరాత్రివ్రత ఫలితానికి నిదర్శన మేమిటని ఒకనాడు శంకరుణ్ణి అడిగింది. అందుకు శంకరుడు జవాబు చెప్తుతూ యీవిధంగా అన్నాడు:

"దేవీ, ప్రథమకల్పారంభంలో ఒక బ్రాహ్మణరాజు వుండేవాడు. అతను తన చేతిలో రాజ్యాధికారం వున్నదిగదా అని గర్వించి, మద మాత్సర్యాలతో తాను వైదికకర్మలను జరిపించడం మానివేయడమే గాకుండా, గోవులను, బ్రాహ్మణులను, సద్ధర్మపరాయణులను, శీలవతులను అనేక హింసలపాలు జేసి 'త్రాహి త్రాహి' అనిపించసాగాడు. ఈలాంటి దుష్కర్మల ఫలితంగా అతను మరుజన్మలో ఒక క్షత్రియరాజుగా జన్మించాడు. ఈజన్మలో కూడా తన సామ్రాజ్య, సంపదల గర్వంతోపడి దేవాలయాల నుంచి, ప్రజల నుంచి అనేక విధాలుగా డబ్బులాక్కుని దుర్వ్యయాలు జరుప నారంభించాడు. అందువల్ల పతితుడై మూడవ జన్మలో అతను వేశ్యాకులంలో జన్మించి రాజయాడు. అప్పుడుకూడా అతను అంతులేని అత్యాచారాలను చేయడం మానలేదు.

ఈవిధంగా మూడు జన్మాలలోనూ యెన్నెన్నో పాపాలను మూట గట్టుకున్న ఆ బ్రాహ్మణుడు నాలుగవజన్మలో పచ్చిమాంసం తినే దరిద్రుడైన బోయవాడుగా పుట్టాడు. ఆబోయవాడు ప్రతిరోజూ అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి, వాటి మాంసంతోనే తన కుటుంబం యావన్మందినీ పోషించుకోసాగాడు.

ఒకసారి, సరిగా శివరాత్రి రోజున ఆ బోయవాడు తన విల్లూ—అంబులూ పట్టుకుని వాడుకగా అడవికి వేటకు బయలుదేరాడు. కాని ఆ వేళ అదేం విడ్డూరమో గాని ఒక్క మృగంకూడా అతనికి దొరకలేదు. కాని యింటికేదో ఒకటి తీసుకువెళ్లకపోతే యింటిల్లిపాదీ పస్తులు పడి వుండవలసి వస్తుందాయెను! — అందుచేత ఆవేళ యేదో ఒకదాన్ని యెలాగయినా వేటాడి తీసుకువెళ్లాలని అతను దృఢనిశ్చయం చేసుకున్నాడు.

అంతలో కనుచీకట్లు కమ్మాయి. ఆ అడవిలో యిక రాత్రివేళ తిరిగితే ప్రమాదమని ఆ బోయవాడు ఒక మారేడు చెట్టుపైకెక్కి బాణం గురి పెట్టి కూర్చున్నాడు. కాని కొమ్మలమట్టూ ఆకులలముకుని అతనికేమీ కనిపించడంలేదు. అప్పుడతనా యాకులన్నిటినీ తెంపి క్రింద పడవేశాడు. దైవవశాత్తూ ఆ చెట్టు క్రిందనే యేనాటిదోపాత శివలింగం ఒకటి వున్నది. ఆతను త్రుంచి పడవేసిన మారేడు పత్రాలన్నీ ఆ శివలింగంపైనే పడ్డాయి. ఆవేళంతా అతనికి పాపం తిండిలేదు. పచ్చి మంచినీళ్లయినా త్రాగలేదు. ఒక్కజంతువూ రాలేదేం చెప్మా అంటూ ఆ బోయవాడు కోపంకొద్దీ ఆకుల్ని త్రెంపిక్రిందను పడ వేస్తూనేవున్నాడు.

రాత్రి మొదటిజాము గడిచింది. గర్భవతిగా వున్న ఒకలేడి అటువైపు రావడం తటస్థపడింది. దాన్ని చూసేసరికి అతని ప్రాణం లేచివచ్చినట్లయి, దానిపైకి బాణం గురిపెట్టాడు. కాని ఆ లేడి ముందుకువచ్చి,—"అయ్యా, నన్నుచంపకండి! నేనువమామూలుదాన్నికాను. గర్భవతిని,నాన్ను కూడా మరికొన్ని గడియల్లో నెలవుతుంది. అందుకని కొంతసేపు నన్ను వదిలివేస్తే, నాకు పుట్టబోయే పిల్లను మా ఆయన కప్పగించి అంచెంపై వచ్చి మీదగ్గరకు చేరు కుంటాను. అలా రాకపోతే పంచమహాపాతకం చేసినంతఫలం అనుభవిస్తాను." అంటూ దీనంగా మొరపెట్టుకున్నది. అప్పటికే బోయవాడి మనస్సు పరిశుద్ధమైపోయి నందువల్ల అలాగే నని వదలి వేశాడు.

రెండవ జామయ్యేసరికి మరొక అందమైన లేడి ఆవైపు వచ్చింది. దాన్ని కూడా బోయవాడు చంపుదామని బాణం యెత్తేసరికి, అది వినయ పూర్వకంగా, "అయ్యానన్ను చంపకండి. క్రొత్తగా పెళ్లయినదాన్ని. ఈ ఒక్కనాడు గడు విచ్చారంచే నా భర్త దగ్గర సెలవు పుచ్చుకుని మరీ వస్తాను. నా మాట నమ్మండి" అని వేడుకున్నది. హృదయ పరివర్తనం పొందిన బోయవాడు దాన్ని కూడా వదలి వేశాడు.

మూడవ జాము కావస్తున్నది. వేట కోసం యెదురు చూస్తూ బోయవాడు మారేడుకుల్లి తురిమి క్రింద పడవేస్తూనే వున్నాడు. అంతలో మరొక లేడి తన ముగ్గురు పిల్లలతోనూ అటు రావడం పడింది. వాటిపైకూడా అతను బాణం గురి పెట్టేసరికది విలపిస్తూ,—"ప్రభూ, నాకన్న ముందువచ్చిన వాటిల్లో దేనినీ మీరు చంపలేదు. అలాంటప్పుడు నన్ను చంపి ఆ పాపాన్నెందుకు ఒడి గట్టుకుంటారు? నేను మరణిస్తే యీపిల్లలు అనాధలై పోతాయి. అందువల్ల యిప్పుడు నన్ను కాస్తసేపు వదలి పెట్టారంటే ఈ పిల్లలను వారి తండ్రివద్ద వదలి, ఆయన వద్ద సెలవు పుచ్చుకుని తెలతెలవారుతుండగా మీ దగ్గరకు వస్తాను"అన్నది. సరేనని బోయవాడు వాటిని కూడా వదిలి పెట్టాడు.

తెలతెలవారుతూ వుండగా, పెద్ద దుప్పిఒకటి అతనున్న చెట్టు క్రిందకి వచ్చి నిల్చున్నది. దాన్ని చూసి అతను పరమానందంతో మళ్లీ బాణం యెక్కుపెట్టాడు. అప్పుడది నెమ్మదిగా— "ఆగు బోయవాడా,నాకన్న ముందువచ్చిన ముగ్గురిని నువ్వు చంపి వేశావు. నా ఆశలన్నీ అడియాసలయాయి. నాజీవితమే నిరర్థకమైపోయింది. ఇదుగో, నన్ను కూడా చంపి పొట్టను పెట్టుకో —ఇంతకూ నాకుముందు వచ్చిన వారెవరో కాదు. నాభార్యా పిల్లలే!" అని యేడుస్తూ చెప్పింది.

ఆ దుప్పి మమత నర్థంచేసికొని,జరిగిన కథను బోయవాడు దానికి వివరించి చెప్పాడు. అప్పుడది తనకు కూడా కొంత గడివిస్తే, తాను కూడా వెళ్లి తనవారిని కలుసుకుని, వారందరితో బాటు అతని వద్దకు రాగలననీ, అందరనూ ఒక్కసారే చంపి తినవచ్చునని వేడుకున్నది. శివరాత్రి వ్రత ప్రభావంతో ఆ బోయవాడి హృదయం కరిగి 'అలాగే'నని వదిలి వేశాడు.

తెల్లవారింది. బోయవాడు తన యింటికి తిరిగి వచ్చి చూసే సరికింకే ముంది ?—అతని యింటి వాకిట్లో వందలకొద్దీ లేళ్లు అతని కోసం కాచుకుని వున్నాయి. నోరులేని ఆ జంతువుల సత్య వాక్పరిపాలన చూసి ఆశ్చర్యపడి, "ఇదంతా యేదో వింతగా వున్నది. యేమిటి విచిత్రానికి కారణం ?" అంటూ అతనా దుప్పి నడిగాడు.

అప్పుడది — "నువ్వు గత మూడు జన్మలలోనూ చేసిన పాపాలు, నిన్న శివరాత్రినాటి రాత్రి తెలియకుండా నువ్వు మారేడు పత్రితో శివలింగ పూజ జరిపినందువల్ల పటాపంచలయ్యాయి. అందుకే నీ హృదయం పరమ పవిత్రమైపోయింది. " అని చెప్పింది.

విన్నావు గదా పార్వతీ! తర్వాత నేను పంపిన విమానంలో ఆ బోయవాడూ, ఆ లేళ్ళూ బొందితో కైలాసం చేరుకున్నారు"—

"ఈవిధంగా ఒక పరమ చండాలుడు, మహాపాతకుడు అయిన బోయవాణ్ణి ఉద్ధరించడం మూలాన శివరాత్రి నాటి రాత్రి బిల్వపత్రాలతో జరిపే శివపూజకు, ఎక్కువ మహాత్మ్యం యేర్పడింది. అందువల్ల ఓ పార్వతీ, శివరాత్రి మహాపర్వదినం నాటి రాత్రి—

"త్రిదళం త్రిగుణాకారం
త్రినేత్రంచ త్రయాయుధం
త్రిజన్మ పాప సంహారం
బిల్వపత్రం శివార్పణం"—

—అని స్తోత్రం చేస్తూ ఎవరైతే మారేడు పత్రితో శివలింగమును పూజిస్తారో వారి పాపాలన్నీ పరిహారమై భూలోకంలోనే స్వర్గ సుఖాలను అనుభవించి కైలాసప్రాప్తిని పొందుతారు"—

సుమాంజలి

శ్రీ తిరుపతి వేంకటపతి
ఖ్యాతిగ భక్తాళి మ్రొక్కులందెడు రీతిన్
శ్రీ తిరుపతి వేంకటకవు
లాతత కవికోటి ప్రణుతులందిరి భళిరా!

ఎదురై మిమ్మదలించిగెల్చి మనెనే యీ తెన్గు మాగాణమం
దుదయంబందిన యే కవీట్టయిన? మీ రాక్కొక్క సంస్థాన రా
ట్సదనంబున్ పదిమెట్టి భవ్యకవితాసారంబు పూరింప మీ
పదపద్మార్చన సత్కరించిరిగదా పల్మారు రాట్కుంజరుల్!

భువి నెనుబదేండ్లు దీరత
గవితాచైతన్య మొదవగాజేసి తుదిన్
శివరాత్రివేళ వేంకట
కవి! శివంజేరితివి! యెంత ధన్యాత్ముఁడవో!

— శ్రీ చిట్టా రామకృష్ణరావు

మహేంద్రగిరి మహత్త్యం

రచన: శ్రీ పతి

ఇరవై యెనిమిది గంటల నిర్విరామ యాత్రచేస్తే ఫలితంగా, జీవిత దశల్లో దైవత్వంమీద ఉన్న నమ్మకాలకి, ప్రయోజనాలకి అర్థాలు సుబోధకమయాయి—గత శివరాత్రి పర్వదినాన.

తూర్పు కనుమల్లో, ఎత్తయిన పర్వతాల్లో మహేంద్రగిరి ఒకటి. అనేక పురాణాల్లోనూ, ప్రఖ్యాతి కావ్యాలలోనూ వర్ణితమయిన యీ క్షేత్ర మహాత్మ్యం నాగరికత గుర్తించకపోవటానికి కారణాలు చెప్పుకోవాలంటే ఒరిస్సా సరిహద్దుల్లో వుండడం, ఒరియా ప్రజల్లో శైవులు తక్కువ అవడం, ప్రయాణ సౌకర్యాలు, ప్రభుత్వపు గుర్తింపు లేకపోవడం మొదలయినవి.

దేశంలో చాలా యాత్రాస్థలాలకు మల్లే మహేంద్రగిరి కూడ గొప్ప స్థల మహాత్మ్యం కలిగి వుంది. సుమారు ఐదువేల అడుగుల ఎత్తున్న ఆ శిఖరాగ్రం చేరినతరువాత, కొత్త అనుభవంతో పునీతమై ఆత్మ ఆదిమధ్యాంతరహిత్వాలకి ఆకారం వెదుకుతుంది. సృష్టికి జీవికి వున్న భేదాలని కాంతివత్సరాలతో కొలవాల్సివస్తుంది. మురికి లోకాలకి దూరమై పరిమళ స్వర్గాలను అందుకొన్నా మనిపిస్తుంది. కొండ అంచుల్లోంచి, శిఖరాలను చుట్టి, దృష్టి కానని లోయల ప్రక్కనించి ప్రయాణం—ఎంత సాహసం! ఆ సాహసం మీద ఎంత నమ్మకం—ఎంత ఆత్మస్థైర్యం! కొత్తకొత్త వాసనలు — కొత్త కొత్త అందాలుతో కొన్ని కొత్తగా చూపించే అనుభవాల నిచ్చే యాత్ర స్థలం.

బలరామ ప్రతిష్ఠితములగు త్రిలింగములలో ప్రధానమైన గోకర్ణేశ్వరుడు మహేంద్రగిరిపై వెలసి యున్నాడు. పూర్వకాలమున బ్రహ్మాదేవుడు హరిహరులం గూర్చియు, పరశురాముడు మహేశ్వరుని గూర్చియు ఘోరతపము లొనర్చి యభీష్టములు బడసిన మహా దివ్యక్షేత్రము, అతి ప్రాచీనమూ, అత్యంతోన్నతమూ అయిన యీ పర్వతరాజం గూర్చి అనేక అభిప్రాయాలు వున్నాయి. శిఖరాగ్రమున నున్న "భీముని గుడి" అని నేడు వాడుకలో వున్నది భీమేశ్వరాలయమనీ, అది బ్రహ్మచే ప్రతిష్ఠించబడినదనీ పురాణములు తెలియజేయుచున్నవి.

భారతదేశంలో యెక్కడాలేని పంచపాండవుల నామములతో పిలువ బడు దేవాలయములు యిక్కడ వుండటం యింకో గమనార్హమైన విషయం. కుంతీ ఆలయం, ధర్మరాజుఆలయం, భీముని ఆలయం, మొదలయినవి. భీమేశ్వరాలయ నిర్మాణం అనాది మానవశక్తిని శంకించే విధముగానున్నది. శిల్పమనుకోడానికి వీలుగా వున్న కొన్ని చెక్కడాలని కళింగశిల్ప ప్రభావంగా గుర్తించవచ్చు.

మానవుడిచ్చిన విలువ కంటే సృష్టి బహూకరించిన శక్తే అక్కడ గొప్పది. శ్రీశైలం, సింహగిరి, వింధ్యపర్వతాలు, హిమాలయంలలో దొరకని అమూల్యౌషధాలు మహేంద్రగిరిలో లభించునని మహాత్ముల ఉవాచ.

శ్రీకాకుళం జిల్లా, మందసాపట్నం నకు సమీపంలో యీ పర్వతమున్నది. అక్కడినుంచి శిఖరాగ్రము చేరుటకు సుమారు 35 మైళ్ళు కాలిబాట గలదు.

సరిహద్దుల విషయంలో ఆంధ్రులకు జరిగిన అన్యాయ ఫలితమే యీ క్షేత్రానికి కూడ కన్పిస్తుంది. ఈ శివరాత్రి దినాన మాత్రం కొద్దిమంది రక్షక భటులు పుణ్యమూ, పురుషార్థమూ దక్కించుకోవ నానికి రావడం జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి యాత్రికులు విశిష్ట వ్యయ ప్రయాసలతో రావడం హర్షించదగ్గది. విహారసదుపాయాలు లేకపోవడం వెనక్కి ఆహార సదుపాయాలు కూడా తగినంతగా లేకపోవడం యాత్రికుల దురవస్థకు నిదర్శనం. అక్కడికి వచ్చే యాత్రికుల్లో యెనభైశాతం ఆంధ్రులని చెప్పుకొన్నప్పుడు కనీసం ఆంధ్ర ప్రభుత్వమన్నా ఆ మహా క్షేత్ర మహత్మ్యం నిలపటంకోసం ఒరిస్సా ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించకూడదా అనిపిస్తుంది.

దారిపొడుగునా అభ్రకం మెరుస్తోంటుంది. ఎప్పుడో పరిశ్రమలు కొండలు దొలిచినపుడు, యీ పుణ్యక్షేత్రము కొత్త ప్రశాంతత మానవ హృదయాల్లో నింపి, పరిమళ భరితం చేయగలదని ఆశిద్దాం.

క్షయరోగ నివారక ప్రక్రియలు

ప్రపంచ ఆరోగ్య సమితి సమావేశంలో చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:— ప్రపంచ ఆరోగ్య సమితి నిన్నటి సమావేశంలో "క్షయరోగ నివారణ ప్రక్రియలను గురించి" చర్చ ప్రారంభమైనది. డాక్టర్ సాచర్ చర్చను ఉపక్రమించారు. చర్చలలో 120 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఆస్పత్రులు పంపకుండా, క్షయరోగులకు కేవలం మందులు యిచ్చి ఇంటివద్దనే బాగుచేయవచ్చునని డాక్టర్ సాచర్ అన్నారు. మద్రాసులో వున్న క్షయరోగ కేంద్రాలు ప్రాజెక్టును ఈ విషయంలో ఆయన పేర్కొన్నారు. భారత దేశంలో 25 లక్షలమంది క్షయరోగులున్నారని వీరిలో 23వేలమందికి మాత్రమే ఆస్పత్రిలో సౌకర్యాలు దొరికాయని, కాగా ఇంటివద్దనే మందుయిచ్చి నయంచేసే పద్ధతి ఇండియాకు అనుసరణీయమని ఆయన అన్నారు.

దేబర్ కమిషన్ తాత్కాలిక నివేదిక

భువనేశ్వర్, ఫిబ్రవరి 12 :— షెడ్యూల్ తరగతుల ప్రాంతాల కమిషన్ అధ్యక్షుడు శ్రీ యు.ఎన్. దేబర్, నిన్నయిక్కడ విలేఖరులతో ప్రసంగిస్తూ, తమ కమిషన్ ప్రభుత్వానికి తృతీయ ప్రణాళిక, రూపొందింపబడేలోపునతాత్కాలికనివేదికనుసమర్పించగలదని,పిమ్మట, తుది నివేదికను అందించగలదని తెలియచేశారు.

దేబర్‌కమిషన్ మద్రాస్, కేరళ మైసూరు, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాలలో యింకా పర్యటించవలసివుంది.

బొంబాయి,ఫిబ్రవరి12 :— అనేక అవరోధాలుండడంవల్ల దేశంలో ఇంకా నిరక్షరాస్యత నిర్మూలింపబడడం కష్టంగావున్నదని కేంద్రమంత్రి శ్రీ జగజీవనరామ్ నేడుఇక్కడ 12వ సాంఘిక విద్యా వారాన్ని ప్రారంభిస్తూ అన్నారు.

శ్రీ శార్వరినామ సంవత్సర

మాఘ బహుళ త్రయోదశి
మహాశివరాత్రి
1961 ఫిబ్రవరి 13, సోమవారం
త్రయోదశి రాత్రి 8—30 వరకు
ఉ. షా. రా. 2—00 వరకు
వర్జ్యం ప. 10—50 నుండి 12—15 వరకు

పాతబడిన పన్నుల వసూలు చట్టాన్ని సవరించే సూచన

:x:

ప్రభుత్వం ఆలోచిస్తున్నదని కేంద్ర రెవిన్యూ పౌరవ్యయశాఖామంత్రి శ్రీ గోపాలరెడ్డి ప్రకటన

బొంబాయి, ఫిబ్రవరి 12:—

పన్నుల వసూళ్లకు సంబంధించిన నిబంధనలను సవరించే విషయమై భారతప్రభుత్వం ఆలోచిస్తూఉందని కేంద్ర రెవిన్యూ, పౌరవ్యయ శాఖామంత్రి శ్రీ గోపాలరెడ్డి గతరాత్రి ప్రకటించారు.

అఖిలభారత పారిశ్రామికోత్పత్తిదారుల సంఘంవారు తన గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో ప్రసంగిస్తూ ప్రస్తుతం అమలులో వున్నచట్టం చాలా పాతబడిందని అందుచేత సవరించవలసిన అవసరం వుందని స్పష్టంచేశారు.

అఖిల భారత పారిశ్రామికోత్పత్తిదారులు తన గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో ప్రసంగిస్తూ ప్రస్తుతంఅమలులోఉన్నచట్టం చాలపాతబడిందని అందుచేత సవరించవలసిన అవసరంఉందనిస్పష్టం చేశారు.

ఆదాయంపన్ను వసూళ్ల కార్యక్రమంలో ప్రభుత్వానికి తోడ్పడడానికై ప్రత్యేకంగా ఒక సలహా సంఘాన్ని నియమించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వెల్లడిచేశారు.

అంతకుముందు పారిశ్రామికోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీ జి. వి. పురాణిక్ ప్రసంగిస్తూ భారతదేశంలో పన్నుల వసూలుకయ్యేఖర్చు అమెరికా, బ్రిటన్ దేశాలతో పోల్చినప్పుడు చాలా ఎక్కువని విమర్శించారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ పన్నుల వసూలు నిబంధనలను సవరించడంతో ఈలోపాలు నైదొలగిపోగలవని ఆశిస్తున్నానని శ్రీ గోపాలరెడ్డి అన్నారు.

శ్రీ పురాణిక్ తనప్రసంగంలో అనేకవిషయాలను ప్రస్తావించారని, వీటి అన్నింటికి ప్రస్తుతం తానుసమాధానం చెప్పలేనని అన్నారు. కాని సాధ్యమయినంత వరకు ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సర్వవిధాలా ప్రయత్నించగలదని హామీయిచ్చారు.

తృతీయ ప్రణాళికా పెట్టుబడి మొత్తం దేశం కలిసేవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించబడిందని, అందుచేత ఈ మొత్తాన్ని తగ్గించడం సాధ్యంకాదని శ్రీ గోపాలరెడ్డి స్పష్టంచేశారు.

ప్రథమ, ద్వితీయ ప్రణాళికల కాలంలో జరిగిన అభివృద్ధి స్థాయికంటె తక్కువ కాకుండా తృతీయ ప్రణాళికా కాలంలో జరుగవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అంతకుముందు శ్రీ పురాణిక్ ప్రసంగిస్తూ గత పది సంవత్సరాలలో జాతీయాదాయం నూటికి 42 వంతులు, తలసరి ఆదాయం 20 వంతులు ఎక్కువకాగా, ప్రభుత్వాదాయం రెండింతలు పెరిగిందన్నారు. ప్రభుత్వాదాయంలో ఎక్కువ భాగం పన్నుల రూపంలో లభించిందని 1960—61 లో ప్రభుత్వాదాయంలో నూటికి 87. 7 వంతులు పన్నుల రూపంలో లభిస్తున్నదని పేర్కొన్నారు.

ప్రభుత్వాదాయం పెరిగినందుకు తామెంతో సంతోషిస్తున్నామని, కాని పారిశ్రామికోత్పత్తి, జాతీయాదాయం పెరుగుదలతోపాటు ప్రజలపైన, పరిశ్రమలపైన పన్నులు అధికం కాగలవని గుర్తించవలసి ఉంటుందని శ్రీ పురాణిక్ అన్నారు.

పరోక్షపు పన్నులలో సవరణలు

పరోక్షపు పన్నుల విధానంలో ఈక్రింది సవరణలు అవసరమని శ్రీ పురాణిక్ తన ప్రసంగంలో సూచించారు.

1. సరకులపై పన్నులను తగ్గించాలి.
2. ఎక్సైజు సుంకాలు, అమ్మకంపన్నులు, కొనుగోలుపన్నులను సాధ్యమయినంత మేరకు కలిపివేయడానికి ప్రయత్నించాలి. ఎక్సైజు సుంకాలను, అమ్మకంపన్నులను కలిపివేసినప్పుడు వస్తువు ఖరీదులో పన్నుభాగం ఎక్కువ ఉండకుండా చూడడం అవసరం.
3. రాష్ట్రాలన్నింటా పన్నులలో ఎక్కువ తేడాలేకుండా చూడాలి. పన్నుల వసూలు విధానం పన్నుల విధింపు నిబంధనలను సాధ్యమయినంత వరకు క్లిష్టంగా లేకుండా చూడాలి.
4. మునిసిపాలిటీలలో వస్తువుల రవాణాపై ఆక్ట్రాయ్ పన్నులు తదితర సుంకాల వసూళ్లను రద్దుచేయాలి.
5. వస్తువుల ఉత్పత్తికి వినియోగించే ముడిసరకులపై విధించిన పన్నులను ఫ్యాక్టరీనుండి విడుదలయిన సరకులపై పన్నులు వసూలుచేసేటప్పుడు మురదాయివ్వాలి. ముఖ్యంగా ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈపని చేయవలసిన అవసరం ఉంది.
6. పన్నుల వసూలు విధానంలో ఒడుదుడుకులు లేకుండా ఉండడానికి వీలుగా ప్రభుత్వం ఒకదీర్ఘకాలిక విధానాన్ని రూపొందించాలి.

ప్రత్యక్ష పన్నులు

ప్రత్యక్షపన్నుల గురించి మాట్లాడుతూ జాతీయార్థికశాస్త్ర పరిశోధన మండలి చేసిన సూచనల మేరకు కంపెనీలపై పన్నులు సవరించాలని శ్రీ పురాణిక్ సూచించారు. ఇంటర్ కార్పొరేట్ పెట్టుబడులపై పన్నులను తగ్గించి,బోనస్ వాటాలపై పన్నులను రద్దుచేయాలని, రాబడి పన్నుచట్టం 23—ఎ నిబంధనను అమలు జరపడంలో ప్రభుత్వం తనవిధానం మార్చుకోవాలని జాతీయార్థికశాస్త్ర పరిశోధన సమితివారు సూచనలు చేశారు.

ఈ సూచనలను ప్రస్తావించి ప్రపంచబ్యాంకు ప్రతినిధివర్గంవారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి పైసూచనలు చేశారని శ్రీ పురాణిక్ అన్నారు.



శ్రీమతి తారకేశ్వరి సిన్హా క్రిందటి మంగళవారంనాడు బెంగుళూరులో జాతీయ పొదుపు ఉద్యమం సందర్భంగా ప్రధాన వీధులలో ప్రచారం చేసినప్పటి చిత్రం. ఆ ఒక్కరోజులో రు. 12 లక్షలు వసూలుచేశారు.

శాంతిప్రయోజనాలకై అణుశక్తి వినియోగం

ఇండియా కృషికి డాక్టర్ కాకర్ ప్రశంస

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:—

ఆఫ్గనిస్తాన్ అణుశక్తి కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ గఫార్ కాకర్ నిన్న యిక్కడ పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ అణుశక్తిని కేవలం శాంతియుత ప్రయోజనాలకై వినియోగిస్తున్న దేశాలలో భారతదేశం ఒకటి అని అన్నారు.

భారతదేశం అణుబాంబునో, హైడ్రోజను బాంబునో కనిపెట్టకపోవచ్చునని, కాని శాంతియుత ప్రయోజనాలకై అణుశక్తిని చక్కగా వినియోగించుకుంటున్నదని ఆయన అన్నారు.

డాక్టర్ కాకర్ ట్రాంబేలో జరిగిన కెనడా—ఇండియా అణు రియాక్టర్ ప్రారంభోత్సవానికి ప్రతినిధిగా హాజరయ్యారు. ఆయన మనదేశంలోగల అణుకేంద్రాలను సందర్శించి, పైవిధంగా తమ అభిప్రాయాన్ని ప్రకటించి ఈ రంగంలో ఇండియా కావిస్తున్న కృషిని శ్లాఘించారు. తాను సోవియెట్ యూనియన్, అమెరికాలలో పెక్కు అణు ఉత్పాదక కేంద్రాలను చూచానని, వాటిని చూచిన పిమ్మటనే, ఇండియాకూడా అణుశక్తిని ప్రయోజనాలకై వినియోగించుకొనగల్గుతున్నదన్న అభిప్రాయం తనకు కలిగినదని ఆయన తెలియజేశారు.

బోనస్ కమిషన్

అధ్యక్షుడుగా శ్రీ మెహర్ వుండే సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:—

ప్రభుత్వ ప్రతినిధులకు పరిశ్రమల ప్రతినిధులకు జరిగిన రెండు రోజుల చర్చల ఫలితంగా కొద్దిగా తెలియ వచ్చింది. బోనస్ కమిషన్‌కు శ్రీ యం. ఆర్. మెహర్ అధ్యక్షులుగా వుంటారు. అధ్యక్ష స్థానంలో మార్పులేకపోయినా, మిగిలిన యిద్దరిలోను మార్పు వుంటుంది. ఇది పరిశ్రమల వేతన నిర్ణాయక సంఘం పద్ధతిలో ఏర్పడుతుంది. పరిశ్రమల, కార్మికుల ప్రతినిధులు ఇద్దరు ఇందులో సభ్యులుగా వుంటారు.

శ్రీ మెహర్ అధ్యక్షుడుగావున్న ఈ సంఘంలో కార్మికుల ప్రతినిధి వుండడానికి యజమానుల అభ్యంతరం లేనట్లు కనిపిస్తున్నది.

జబల్‌పూర్ సమీపంలో 14 మంది సజీవ దహనం

:x:

ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా వున్నట్లు ప్రభుత్వ ప్రకటన

జబ్బల్పూరు, ఫిబ్రవరి 12—:

ఇక్కడకు సుమారు ఏడుమైళ్ళదూరంలో వున్న గుర్గవాన్ గ్రామములో, మొన్నసాయంకాలం, కొందరు దుండగీండ్రు, ఒకఇంటికి తాళంబిగించి నిప్పు అంటించి, అందున్న పసిపిల్లలతోసహా పధ్నాలుగు మందిని, సజీవంగా దహనంచేశారని నేడు అధికారరీత్యా ప్రకటించబడింది.

ఈ సంఘటనను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు జిల్లామొత్తంమీద చనిపోయినవారిసంఖ్య 31. విన్నటినుంచి నగరంలో ఎలాంటి సంఘటనజరగలేదని, పరిస్థితులు ప్రశాంతంగా వున్నాయని జబల్‌పూర్ కమిషనర్ ప్రకటించారు. నిన్న చాల దుకాణాలు తెరిచారు. రాకపోకలు బాగా జరిగాయి. పగటిపూట కర్ఫ్యూసడలింప బడింది. బీడీ ఫ్యాక్టరీలు ప్రధానపరిశ్రమలు మామూలుగా పనిచేశాయి.వివిధ పార్టీల నాయకులు సర్వోదయ కార్యకర్తలు నగరంలోని వివిధ ప్రదేశాలకుపోయి, ప్రజలకు శాంతంగా వుండమని బోధించారు.

అల్లరులలో నష్టపడిన వారికి అధికారులు ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. అనేకసంస్థలవారు, ఈ పనిలో నిమగ్నులయారు. వివిధమతాల ప్రజలలో ధైర్యాన్ని ప్రశాంతతను నెలకొల్పడానికి నగర శాంతి కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. అసెంబ్లీ స్పీకరు శ్రీ దూబె, ఇన్‌స్పెక్టర్‌జనరల్ రుస్తుంజీ ఇతర ఉద్యోగులు కల్లోలాలకు గురిఅయిన ప్రాంతాలలో పర్యటించారు.

ఇక్కడ ఇలావుండగా, భోపాల్‌లో, విద్యార్థులు ఊరేగింపుగా వస్తున్నారనే పుకారుపుట్టించి కొందరుగుంభా కారులు, నగరంలో సంచలనం కలిగించారు. వర్తకులు భయపడి వెంటనే దుకాణాలను మూసి వేశారు. కాని, ఇది వట్టి పుకారు అని పోలీసులు వ్యాన్‌లమీద తిరిగి ప్రచారంచేసి తిరిగి దుకాణాలను తెరిపించగలిగారు.

10వ తేదీ సాయంకాలం వరకు నగరంలో ఎలాంటి సంఘటన జరగలేదని మొత్తం1003 మంది అరెస్టు అయారని నగర పోలీసు కమిషనర్ ప్రకటించారు. ఆయన ప్రకటనలో ఈక్రింది అంశాలు కలవు. నరసింగపూర్, సాగర్, కట్నీలలో పరిస్థితి శాంతియుతంగా వుంది.ప్రజలకు ఆత్మ ధైర్యం చేకూరింది. దుకాణాలు తెరిచారు. జన సంచారం యధా ప్రకారంగా సాగుతున్నది. నిప్పు అప్పి పడిపోయిన ఒక వృద్ధురాలిని, పోలీసులు ఆస్పత్రికి చేర్చారు. ఆమె మరణించింది. జబల్పూర్‌లో ఇంకొక వారం పాటు 144 సెక్షన్ అమలులో వుంటుంది. కర్ఫ్యూ నిన్న సాయం కాలం 5 గంటలనుంచి మర్నాటి ఉదయం 6 గంటలకు వరకు అమలులో వుంది.

11వ తేదీనుంచి పరిస్థితులు ప్రశాంతంగా వున్నాయని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

క్రుశ్చేవ్‌తో చర్చలపై శ్రీ కెన్నెడీ వైఖరి

:x:

ప్రభుత్వ విధానాల పరిశీలనకు కొంత వ్యవధి కావాలని సూచించినట్టు వార్త

('ఆంధ్రప్రభ' విలేఖరి) వాషింగ్టన్, ఫిబ్రవరి 12:—

సోవియెట్ యూనియన్‌తో ముఖాముఖి సంప్రదింపులు జరపటానికి ముందు తన ప్రభుత్వవిధానాలను సమీక్షించుకొనటానికి కొంత వ్యవధి కావాలని అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ రష్యా ప్రధాని క్రుశ్చేవ్‌కు సూచించినట్లు తెలుస్తున్నది.

క్రుశ్చేవ్‌తో సంభాషణలు జరిపేముందు వివిధ ప్రపంచ సమస్యలపై దౌత్యవర్గాలస్థాయిలో సంప్రతింపులు జరగడం అవసరమని, అంతవరకు రష్యా అమెరికాల శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రెసిడెంట్ కెన్నెడీ, విదేశాంగమంత్రి డీన్‌రస్క్ భావిస్తున్నారట.

కాని వీలయినంత త్వరలో ఈ సమావేశం జరగడం మంచిదనే అభిప్రాయాన్ని కెన్నెడీ సలహాదారులు వెలిబుచ్చారని తెలుస్తున్నది. క్రుశ్చేవ్‌తో సమావేశం ఇప్పుడప్పుడే సాధ్యం కాకపోయినప్పటికీ, సమావేశం విషయంలో ఒక నిర్దిష్టమైన విధానం అంటూ అమెరికాకు కలదనే చెప్పాలి.

ఏప్రిల్ నెలలో జరిగే జనరల్ అసెంబ్లీ సమావేశానికి క్రుశ్చేవ్ హాజరయ్యే పక్షంలో కెన్నెడీ కలుసుకొనే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న లావోస్, కాంగో సమస్యలను పరిష్కరించాలని ప్రెసిడెంట్ కెన్నెడీ తనదృష్టిని ఈ సమస్యలపైనే కేంద్రీకరించి కృషి చేస్తున్నాడు. రష్యాతో ముఖాముఖి సంప్రతింపులకు ముందు లావోస్, కాంగో దేశాలలో సంక్షోభాన్ని నివారించడానికి ప్రయత్నించడం అవసరమని ఆయన భావిస్తున్నారని తెలుస్తున్నది.

ఈ రెండు తక్షణ సమస్యలను పరిష్కరించిన అనంతరం దీర్ఘకాలిక సమస్యలయిన జర్మనీ, ఆయుధ విసర్జన సమస్యలపైదృష్టిని కేంద్రీకరించాలని ప్రెసిడెంట్ కెన్నెడీ ఆలోచన.

ఏప్రిల్‌లో జరిగే జనరల్ అసెంబ్లీ సమావేశానికి క్రుశ్చేవ్ వచ్చినప్పటికీ ప్రభుత్వ విధానాలను పూర్తిగా సమీక్షించుకొన్న పిమ్మటనే క్రుశ్చేవ్‌కు సమావేశానికి సిద్ధపడవలసి ఉంటుందని కెన్నెడీ సలహాదారులు భావిస్తున్నట్లు వాషింగ్టన్ నుండి పి. టి. ఐ. విలేఖరి వ్రాస్తున్నాడు.

నాలుగురాజ్యాల శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు పూర్తిఅయిన పిమ్మటనే క్రుశ్చేవ్‌తో ముఖాముఖి సంప్రతింపులు జరపడం మంచిదని ప్రెసిడెంట్ కెన్నెడీ భావిస్తున్నారట.

శిఖరాగ్ర సమావేశం మరికొన్ని నెలలవరకు సాధ్యంకాదని వాషింగ్టన్ వర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.

చంద్ర సందేశం

వూమేరా రాకెట్‌స్థావరం, ఫిబ్రవరి 12:—

చంద్రోపరితలాన్ని తాకునట్లు అమెరికా నుండి పంపిన సందేశాలను తిరిగి ఆస్ట్రేలియాలో కొద్ది సెకండ్లలోపల అందుకోగలిగారు. కాంతివేగంతో సమానంగా ప్రయాణంచేసిన ఈ సందేశాలు చంద్రమండలంనుంచి భూమికి తిరిగి రావడానికి 2. 44 సెకండ్లు పట్టిందట. రాకెట్ స్థావరాన్ని పరిశీలించుటకై వచ్చిన బ్రిటిష్, అమెరికా, ఆస్ట్రేలియా ప్రతినిధులకు భవిష్యత్తులో వార్తా సంబంధాలు ఎలా ఉండగలవో ప్రయోగాత్మకంగా చూపించారు.

దేశాలమధ్య సహ-సహకార జీవితం

నేడు అవసరమని ఉపరాష్ట్రపతి ఉద్బోధ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:—

ప్రపంచం యిప్పుడు కేవలం సహజీవనాన్ని మాత్రమేకాక సహ, సహకార జీవితాన్నికూడా వాంఛిస్తున్నదని ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధా కృష్ణన్ నిన్న యిక్కడ ఆరోగ్యాభివృద్ధి ప్రదర్శనకు ప్రారంభోత్సవం చేస్తూ ఉద్ఘాటించారు.

ప్రపంచ ఆరోగ్య సమితి సమావేశ సందర్భంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనాన్ని ఆయన ప్రారంభిస్తూ ప్రజలు నందరు ఆరోగ్య సౌభాగ్యంతో వర్ధిల్లేటట్లు చేయడంవల్ల ప్రపంచంలో శాంతికి సుస్థిరం చేకూర గలదని ఆయన వక్కాణించారు.

స్వాతంత్ర్యానంతరం ఇండియా క్రమక్రమంగా ప్రణాళికల ద్వారా భౌతిక సంపదలను రూపొందించుకుందుకు కృషి కావిస్తున్నదనీ, దేశంలో వున్న వ్యాధుల నివారణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ ఆయన అన్నారు.

టోకియో, ఫిబ్రవరి 11:—

చైనాతో వ్యాపారాన్ని మూడుకోట్ల డాలర్ల నుండి 10 కోట్ల డాలర్ల మేరకు ఎక్కువచేయడానికి జపాన్ ప్రయత్నిస్తున్నది.

రెండుదేశాల మధ్య వ్యాపారాన్ని ఎక్కువ చేయడానికి వీలుగా చైనా, జపాన్ దేశాలలోని రెండు బ్యాంకులమధ్య ఒప్పందం ఏర్పాటుచేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని జపాన్ విదేశ వాణిజ్య శాఖ అధికారులు వెల్లడిచేశారు.

చైనాకు వాణిజ్య ప్రతినిధులను పంపాలని, జపాన్‌లో ఏర్పాటుచేసిన చైనా — జపాన్ ఎగుమతి దిగుమతుల సంస్థను పటిష్టం చేయాలని ఆలోచిస్తున్నారు.

లుముంబా ఉదంతం దర్యాప్తుకు హామర్‌షెల్డ్ తీవ్రప్రయత్నాలు

:x:

కాటంగాకు సమితి అధికారుల పయనం

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 12—

కాటంగా అధికారుల నిర్బంధంనుండి పాట్రిస్ లుముంబా పలాయనం వార్తకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకొనే నిమిత్తంసమితి సైనికాధికారులు ముగ్గురు నిన్న ఒక ప్రత్యేక విమానంలో హుటాహుటిని ఎలిజబెత్ విల్లీకి బయలుదేరారు.

హామర్షెల్డ్ ఉత్తర్వు మేరకు లియోపాల్డ్‌విల్లీలోని సమితి ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ వీరిని కాటంగాకు పంపారు.

లుముంబా ఏమైనదీ తెలుసుకోడానికి తాను అన్నివిధాలా ప్రయత్నించగలనని ఆఫ్రేషియన్ రాజ్యాల ప్రతినిధులకు సమితి కార్యదర్శి హామర్‌షెల్డ్ హామీయిచ్చారు. పాట్రిస్ లుముంబాను హత్యచేసి ఆ వార్తను కప్పిపుచ్చడానికై కాటంగా అధికారులు ఈ ఎత్తువేసి ఉంటారని ఆఫ్రికా ఆసియా రాజ్యాల ప్రతినిధులు హామర్‌షెల్డ్‌కు నిన్న సూచించారు.

లియోపాల్డ్‌విల్లీలోని సమితి కార్యాలయంలో నిన్న ఉదయం పూర్తిగా హామర్షెల్డ్, ఆయన సలహాదారులు రేడియో సంబంధాలు పెట్టుకుని ఉన్నారు. అనుక్షణం ఏమిజరుగుతుందో అన్న ఆదుర్దాతో వీరు వార్తలకొరకు వేచి ఉన్నారు.

హామర్షెల్డ్, ఆయన సలహాదారులు కలసి కాంగోలోని సమితి అధికారులు వెంట వెంటనే అనేక ఉత్తరువులను పంపారు. కాని వీని వివరాలను వెల్లడిచేయడానికి నిరాకరించారు.

పాట్రిస్ లుముంబా పలాయనం గురించి సమాచారాన్ని సేకరించడానికి హామర్షెల్డ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది.

భద్రతాసంఘం కాంగో సమస్యపై చర్చకు రహస్య సమావేశం ఏర్పాటుచేయాలని సోవియట్ ప్రతినిధి చేసిన సూచనను తిరస్కరించారు. సోమవారంనాడు భద్రతా సంఘం సమావేశం కానున్నది. ఈ సమావేశం వెనుక నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నది.

ఇటీవలనే పారిస్ నగరంలో కాటంగా సైన్య సమీకరణకు ఒక కార్యాలయాన్ని నెలకొల్పారు. ఈ ఉత్తరువు అనుసరించి కాటంగా కార్యాలయం తన సైనిక సమీకరణ కార్యకలాపాలను విరమించుకోవలసి ఉంటుంది.

భద్రతాసంఘం చర్చ వాయిదాలకు ఫ్రెంచి ఆఫ్రికా రాజ్యాల ప్రయత్నాలు

గినియా అధ్యక్షుని నిరసన

ఐ. రా. స. న్యూయార్క్, ఫిబ్రవరి 12:—

కాంగో పరిస్థితిపై ఎలాంటి నిర్ణయం లేకుండా భద్రతా సంఘం సమావేశాన్ని వాయిదా వేయించడానికి ఫ్రెంచి సహాఖ్యలోని కొన్ని ఆఫ్రికా దేశాలు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ గినియా అధ్యక్షుడు సెకౌటౌరే హామర్‌షెల్డ్‌కు ఒక సందేశాన్ని పంపారు.

కాంగోపై భద్రతా సంఘం ఎలాంటినిర్ణయం చేయకుండా ఆలస్యం చేయరాదని, ఆలస్యం చేస్తే, కాంగో ప్రజలకు వ్యతిరేకంగా వలసరాజ్యాధిపతులలో సమితి చేతులు కలిపిందనే అనుమానం మరింత దృఢపడగలదని ఆయన స్పష్టంచేశారు.

ఇటీవలనే ఫ్రెంచి సహాఖ్యలోని కొన్ని ఆఫ్రికన్ రాజ్యాలు భద్రతా సంఘం సమావేశం ఎలాంటి నిర్ణయంచేయకుండా వాయిదావేయాలని కోరాయి. కాంగో సమస్యను తాము పరిశీలించి, వచ్చేనెలలో జరిగే జనరల్ అసెంబ్లీ సమావేశానికి తగు ప్రతిపాదనను అందజేయడానికి వ్యవధి కావాలని ఈ రాజ్యాలుకోరాయి. గినియా అధ్యక్షుడు ఈ రాజ్యాల ప్రయత్నాలను నిరసిస్తూపై సందేశాన్ని పంపాడు.

ఫ్రాన్సులో కాటంగా సైనిక సమీకరణ యత్నాలు

నిషేధిస్తూ ఉత్తర్వు

పారిస్, ఫిబ్రవరి 12:—

ఫ్రాన్సులో కాటంగా ప్రభుత్వం సైనికుల సమీకరణకు చేస్తున్న ప్రయత్నాలను ఫ్రెంచి ప్రభుత్వం నిషేధించింది. ఫ్రెంచి పౌరులు విదేశ సైన్యాలను చేర్చుకొనడం చట్ట విరుద్ధమని ప్రధాని కార్యాలయంనుండి వెలువడిన ప్రకటనలో స్పష్టంచేయబడింది.

లుముంబా గురించిన వార్తలపై మొబుటూ మౌనం

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 12:—

లుముంబా పలాయనం వార్త ఎంతమాత్రం నిజంకాదని, బహుశా ఆయనను చంపివేసి ఉంటారని ఇక్కడ సమితి సామరస్య సంఘం సభ్యులు భావిస్తున్నారు. లుముంబా మరణమే నిజమైతే కాంగోలో కొద్ది సంవత్సరాలవరకు శాంతి అంటూ ఉండదు అని సమితి సామరస్య సంఘంలోని ఘనా సభ్యుడు ప్రకటించారు.

కాంగో సర్వసేనాని కల్నల్ మొబుటూ ఇంతవరకు నోరు మెదపలేదు. లుముంబా అనుచరులకే స్థావరమైన ఓరియంటల్ రాష్ట్రంపై దాడిజరపడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

మొరాకోకు రష్యా బేషరతు సహాయం

:x:

కోరినంత సమకూర్చడానికి ప్రెసిడెంట్ బ్రెజ్‌నేవ్ వాగ్దానం

రాబట్, ఫిబ్రవరి 12:—

మొరాకోకు ఎంతసహాయం అవసరమైతే అంత సహాయాన్ని రష్యా బేషరతుగా సమకూర్చగలదని సోవియెట్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ లియోనిడ్‌బ్రెజ్‌నేవ్ మొరాకోరాజు మహమ్మద్‌కు తెలియచేసినట్లు నిన్నరాత్రి యిక్కడ వెల్లడించబడింది.

ఈ వాగ్దానం ఆఫ్రికా, ఆసియాలలోని అన్ని దేశాలకు వర్తించగలదని కూడా ప్రెసిడెంట్ బ్రెజ్‌నేవ్ అన్నట్లు మొరాకో ప్రభుత్వ సమాచార శాఖామంత్రి శ్రీ మౌలా అహమ్మద్ అలౌయీ అన్నారు.

గినీకి పయనం

14 సోవియట్ మిగ్ జెట్‌ఫైటర్ విమానాలను రాబాట్‌లో వదిలివేసి ప్రెసిడెంట్ లియోనిడ్ బ్రెజ్‌నేవ్ నేడు గినీకి బయలుదేరి వెళ్లారు.

ఒక సోవియెట్ నౌకపై కాసబ్లాంకాకు ఈ సోవియట్ విమానాలు వచ్చాయి. మూడు మాసాలక్రితమే వీటిని రష్యా మొరాకోకువాగ్దానం చేసింది. వీటిలో 12 సింగిల్‌సీట్‌మిగ్ 17 తరగతి ఫైటర్ విమానాలు, రెండు డబుల్ సీటర్ మిగ్ ఏ 15 తరగతి శిక్షణ విమానాలు శ్రీ బ్రెజ్‌నేవ్, మహమ్మద్ రాజా అత్యంత సామరస్యపూర్వకమైన వాతావరణంలో మొరాకో, రష్యాల సంబంధాలను గురించి చర్చించినట్లు నేడు వెలువడిన మొరాకన్ రాజా సంయుక్త ప్రకటన తెలుపుతున్నది.

తృతీయ ప్రణాళిక పెట్టుబడి హెచ్చించబడే అవకాశం

అదనపు ఆదాయ సేకరణకు సేవింగ్స్ కమిటి సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:—

జాతీయ అభివృద్ధి మండలికి సంబంధించిన సేవింగ్సు కమిటీ తొలిసమావేశంలో నేడు ఇక్కడ జరిగిన చర్చల దోరణినిబట్టిచూస్తే తృతీయ ప్రణాళిక పెట్టుబడి పరిమితి రూ. 7,500 కోట్ల నుంచి మరికొంత హెచ్చించబడే అవకాశాలు స్పష్టంగా కానవస్తున్నాయి.

అదనపు పన్నులద్వారా టు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సేకరించే 1710 కోట్ల రూపాయలు అలాఉంచి, ధరల విధానంలో కొన్ని సర్దుబాట్లు చెయ్యడంద్వారా ప్రభుత్వ వ్యాపారసంస్థల ప్రస్తుత రాబడిని (499 కోట్ల రూపాయల వరకు) ఇంకా మరింతహెచ్చించడానికి అవకాశాలు ఉన్నాయని సేవింగ్సు కమిటీ సమావేశంలో పలువురు సభ్యులు నేడు అభిప్రాయం వెల్లడించారు. ఈ అదనపు మొత్తాన్ని తృతీయ ప్రణాళిక పెట్టుబడికి కలుపుకోవచ్చు.

ఇండస్ట్రియల్ ఎస్టేట్ల అభివృద్ధిద్వారాను, జీవితభీమా సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజెయ్యడంద్వారాను, నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రభుత్వోద్యోగులు, కార్మికులందరికి ప్రావిడెంట్‌ఫండ్ చట్టాన్ని విస్తరింపజేయడం, చిన్నమొత్తాల పొదుపు ఉద్యమంలోని లొసుగులను తొలగించి దాన్ని మరింత తీవ్రతరం చేయడం, బ్యాంకుల నుంచి కూడా కొంతడబ్బు రాబట్టడం ఇత్యాది చర్యల ద్వారా ప్రణాళిక పెట్టుబడికి ఆదనపుసొమ్మును సేకరించడానికి ఆవకాశాలు ఉన్నాయని కమిటీ సూచించింది.

వెంటనే పై అవకాశాలన్నిటినీ పరిశీలించడానికి తగుచర్యలుగైకొని వచ్చే సమావేశంలో (ఏప్రిల్ 2,3 తేదీలలో) వాటి ఫలితాలను పరిశీలించడానికి కమిటీ నిర్ణయించింది.

తృతీయ ప్రణాళిక తుదిమెరుగులుదాకు అంతిమ రూపం ఇవ్వడానికిముందు సేవింగ్సు కమిటీ ఈ విషయాలపై తన ప్రతిపాదనలను ప్లానింగు కమిషన్‌వారికి అందజేయగలదు.

ఎక్సైజుపన్నులద్వారా రు. 500 కోట్లు కేంద్రం సేకరించే సూచన

తృతీయ ప్రణాళిక పెట్టుబడికిగాను అదనపు పన్నులద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించదలచిన మొత్తంలోదాదాపు సగం(550కోట్లు)ఎక్సైజ్ పన్నులద్వారా వసూలు చేయడం జరుగవచ్చునని ప్రస్తుత సూచనలనుబట్టి తెలుస్తున్నది.

ఆదాయపుపన్ను, కార్పొరేషన్ పన్ను వసూళ్లను హెచ్చించడంద్వారా 300 కోట్ల రూపాయలు (ప్రణాళిక ఆయిదేళ్లలో) సేకరించవచ్చు. మిగిలిన 250 కోట్ల రూపాయలు రైల్వేలు, తదితర సాధనాలద్వారా సేకరించవచ్చు.

తృతీయ ప్రణాళిక పెట్టుబడికి అదనపు పన్నులద్వారా సేకరించ నిర్ణయించిన 1710 కోట్ల రూపాయలలో రాష్ట్రాలవాటా 610 కోట్ల రూపాయలు.

లావోస్ పట్ల అమెరికా విధానం

క్రొత్తమార్పు వచ్చినట్టు వార్తలు

వియంటియేన్, ఫిబ్రవరి 12:—

లావోస్ సమస్యను ప్రెసిడెంట్ కెన్నెడీ, విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్‌లతో చర్చించడానికి వాషింగ్టన్‌కు వెళ్ళిన అమెరికా రాయబారి శ్రీ విన్‌త్రాప్ బ్రవున్ శుక్రవారంనాటి రాత్రి క్రొత్త ప్రతిపాదనలతో ఇక్కడకు తిరిగివచ్చారు.

ఈ నూతన ప్రతిపాదనలను అనుసరించి, లావోస్‌పట్ల అమెరికా విధానంలో క్రొత్తమార్పు వచ్చినట్టు తెలుస్తున్నది.

తాజా వార్తలు

రష్యాచే శుక్రగ్రహానికి రాకెట్ ప్రయోగం

మాస్కో, ఫిబ్రవరి 12:—

శుక్రగ్రహందిశగా రష్యా నేడు "అంతర్ గ్రహ కేంద్రం" అని పేరిడి ఒక రాకెట్‌ను ప్రయోగించిందని "టాస్" వార్తా సంస్థ నేటి రాత్రి ప్రకటించింది.

ఈ రాకెట్ వచ్చే మేనెల ద్వితీయార్థంలో శుక్రగ్రహ ప్రాంతాన్ని చేరుకొనవలసి యున్నదని కూడా "టాస్" పేర్కొన్నది.

ఈ అంతర్‌గ్రహ కేంద్రం బరువు 643.5 కిలోగ్రాములు (దాదాపు 1,420 పౌనులు.) భూమిచుట్టు ప్రదక్షిణం చేయగల అత్యంత ఆధునికమైన వివిధస్థాయిలలో తయారుచేయబడిన రాకెట్‌తో మిక్కిలి భారమైన ఒక కృత్రిమ ఉపగ్రహం నేడు రష్యాలో ప్రయోగించబడింది అని కూడా ఈ వార్తాసంస్థ పేర్కొన్నది.

భారత కాలమానం ప్రకారం నేటిమధ్యాహ్నం గం. 2—30 లకు శుక్రగ్రహానికి ప్రయోగింపబడిన రాకెట్ "అంతర్‌గ్రహ కేంద్రం" భూమినుంచి 79,000 మైళ్ళదూరాన వున్నదని "టాస్" వార్తాసంస్థ పేర్కొన్నది.

1859-60 లో రైల్వేల ఆదాయంలో అత్యంత అభివృద్ధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:—

1959—60 లో భారత రైల్వేలు ప్రయాణీకులు, సరుకుల రవాణా ఈ దేశంలో రైల్వే చరిత్రలో అత్యధికస్థాయిని చేరుకొన్నదని భారత రైల్వేల మంత్రిత్వశాఖ నేడు ప్రకటింపబడిన వార్షిక నివేదికలో పేర్కొన్నది.

ఇదివరలో ఎన్నడూ లేనంతగా ఆదాయం కూడా అభివృద్ధి చెందింది. 1959—60 లో మొత్తం ఆదాయం రు. 422.23 కోట్లుకాగా, అందులో రు. 125.61 కోట్లు ప్రయాణీకుల వలన, రు. 260.50 కోట్లు సరుకుల రవాణా వలన రు. 36.32 కోట్లు పార్శిళ్ళు, లగేజి తదితర విధాలుగాను సమకూరింది. గత సంవత్సరం మొత్తం ఆదాయంతో పోల్చితే, 1959—60 లో వచ్చిన మొత్తం ఆదాయం ప్రయాణీకులు, సరుకులు రవాణాపై రు. 32.12 కోట్లు అధికంగా లభించింది.

అన్నిరకములైన ఖర్చులు, రిజర్వుఫండు, జెనరల్ రెవిన్యూ డివిడెండు మొదలైనవన్నీ పోగా నికరం మిగులు రు. 2.12 కోట్లు మాత్రమే.

ఖాట్మండూ, ఫిబ్రవరి 12:—

ఈ యేడాది వేసవిలో పశ్చిమ నేపాల్‌లోని అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించనున్న భారత జట్టు నాయకుడు లెఫ్టినెంట్ ఎమ్. ఎస్. కోహ్లీ (నౌకాశాఖ) నేడు ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఉత్తరదిక్కునుంచి శిఖరాన్ని అధిరోహించాలని అనుకుంటున్నామని అన్నారు.

అంబాలా, ఫిబ్రవరి 12—

పవిత్ర బ్రహ్మసార తటాకంలో ప్రవేశించిన రెండు మొసళ్ళను వధించవలసిందని కురుక్షేత్ర సూర్యగ్రహణ మేలా నిర్వాహకవర్గంవారుముగ్గురు మిలిటరీ ఉద్యోగులను అభ్యర్థించారు. ఈ రెండో మొసళ్ళలో ఒకటి ఆరు అడుగులు, రెండవది మూడు అడుగులు పొడవువున్నవట.

సమితితో షోంబే సహాయ నిరాకరణ

(1 వ పేజీ తరువాయి)

కొనగలదని తాము ఆశిస్తున్నామని సమితి ప్రతినిధి అన్నారు.

ఫ్రెంచి కాంగో అధ్యక్షుని ఆరోపణలు

ఫ్రెంచికాంగో ప్రెసిడెంట్ శ్రీ అబీ ఫుల్బర్ట్ యూలో పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ సమితినీ, కాంగో వ్యవహారాలలో, రష్యా అమెరికాల జోక్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

'రష్యా మానవజాతికే ముప్పుతెచ్చే విలయశక్తి' అని ఆయన రష్యాను విమర్శించారు.

'కాంగోలో సమితి జోక్యానికి ఫలితాలు అవ్యవస్థ, అంతర్యుద్ధం, క్షామం, బీభత్సం' అని ఫ్రెంచి కాంగో ప్రెసిడెంట్ తీవ్రాతి తీవ్రంగా విమర్శించారు.

"ఆఫ్రికా సమస్య ఇప్పుడు అందరికి సున్నమైపోయింది. ఇటుపైన ఆఫ్రికన్లు తమ సమస్యలను పరిష్కరించుకొనడానికి క్రొత్త త్రోవలు త్రొక్కవలసి ఉంటుంది", అన్నారాయన.

శ్రీ యూలో తన ప్రసంగం ముందు వ్రాసుకుని అపిదప చదివారు. ఫ్రెంచి కాంగో కాటంగాను గుర్తించినారా లేదా అన్న సమస్యను ప్రస్తావనకు తీసుకుని రాకుండానే ప్రెసిడెంట్ యూలో తన ప్రసంగాన్ని సాగించారు.

శ్రీ షోంబీ పత్రికా విలేఖరుల గోష్ఠిలో ముచ్చటిస్తూ ఇంకా ఈ క్రింది విషయాలు తెలియజేశారు:

"నిన్నరాత్రి బాలూబా తిరుగుబాటు దారులు లేనుపట్టణంనుంచి ఉపసంహరించుకున్న తరువాత మా సేనలు పట్టణాన్ని ఆక్రమించినవి. 1200 మంది కాటంగా సైనికులు ఒక్కసారి కూడా తుపాకి కాల్చకుండా లేను పట్టణాన్ని ఆక్రమించారు.

గరీబ్ — బహుళార్థసాధకం



మన పాడికేంద్రాన్ని పరిశుభ్రంగా వుంచడానికి ఏర్పాట్లు చేశావా?

ఈ దగ్గరలోనే ఒక పూరగాయల తోట వేస్తున్నాను

ఎందుకూ?

పశువులకొట్టంలో లభించే ఎరువును సద్వినియోగం చేయడానికి!

సంగ్రహ ప్రకటన

వేలం నోటీసు

పామిడి పంచాయతీ

అనంతపురము జిల్లా పామిడి పంచాయితీకి చెందిన 1. వారపుసంత మార్కెట్టు, 2. బస్సు స్టాండు, 3. బండ్లమెట్ట, 4. కబేలాలలో 1961—62 సం.మునకు సుంకములు వసూలు చేసుకొను హక్కును 1961 సం.ము ఫిబ్రవరి నెం 16 వ తేది గురువారము సా. 3 గంటలకు పామిడి పంచాయితీ ఆఫీసువద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచే బహిరంగముగా వేలము వేయబడును. సవాలుదారులు యితర వివరములు పంచాయితీ ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

(సం) పి. ఎస్. కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

వేలం ప్రకటన

చంద్రగిరి పంచాయతీ.

ఇందుమూలముగా యావన్మంది ప్రజలకు తెలియజేయడము యేమనగా యీ పంచాయతీ పీరియాలోనున్న యీ దిగువ వ్రాయబడినవి 61—62 సంవత్సరమునకు యీ పంచాయతీ ఎగ్జిక్యూటివు ఆఫీసరువారిచేగాని, వారిచే అనుమతి పొందినవారిచేగాని 2—3—61 సాయంకాలము 3 గంటలకు బహిరంగముగా వేలమువేయబడును. పాట పాడదలచినవారు 50—0—0 ముందుగా డిపాజిట్టుచేసి పాటలో పాల్గొనవలెను. పాట ఖాయము అయిన తరువాత పాటపాడిన మొత్తములో ½ వంతు డబ్బు కట్టవలెను. యితర వివరములు ఆఫీసు పనిచేయు దినములలో తెలిసికొనవచ్చును.

(1) పంచాయతీ బస్‌స్టాండు, (2) వారపు మార్కెటు, (3) మాంసపు మార్కెటు.

(సం.) కె. సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

నోటీసు

పంచాయతీ సమితి పోరుమామిళ్ల.

(బద్వేలు తాలూకా, కడపజిల్లా.)

పోరుమామిళ్ల సమితి ప్రాంతములో పూర్తి మొత్తముతో కంట్రాక్టు పనులు చేయుటకు అనగా రోడ్లువేయుట, భవనములు నిర్మించుట బావులు త్రవ్వుట మొదలగునవి కంట్రాక్టు దారులనుండి 25—2—61 తేదీలోపల దరఖాస్తులు కోరబడుచున్నవి.

దరఖాస్తుదారులు, బద్వేలి సబ్‌ట్రెజరీలో "పోరుమామిళ్ల సమితి ఫండ్సు" పేరున రు. 25 (అక్షరాలా ఇరువైఐదు రూపాయలు) చెల్లించి, ఆ చలానాపారమును, ఆస్తివివరములు తెలుపు సర్టిఫికేటు తహసీలుదారు వారివద్దనుండి తీసుకొని జతపరచి యీ క్రింది అడ్రసుకు పంపవలెను. దరఖాస్తుదారులు యిదివరకు ఇంజినీరింగు పనులలో అనుభవమున్న ఆవిషయములు కూడా తెలుపవలయును.

టి. వెంకటేశ్వర్లు, బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు, పోరుమామిళ్ళ.

బహిరంగ వేలము ప్రకటన

చిలకలూరిపేట పంచాయతీ.

1961—62 వ సంవత్సరమునకు చిలకలూరిపేట పంచాయితీ యేరియాలోని ఈ దిగువ వుదహరించిన ఆయిటములకు ఫీజు వసూలు చేసుకొను హక్కును పంచాయితీ ఎగ్జిక్యూటివు ఆఫీసరు వారిచేగాని, లేక వారిచే నిర్ణయింపబడిన అధికారిచేగాని ది. 22—2—61 బుధవారం మధ్యాహ్నం 2 గంటలనుండి బహిరంగముగా వేలం వేయబడును. వేలముపాట షరతులు, ఇతర వివరములు పంచాయితీ ఆఫీసు పనిచేయు కాలమందు తెలుసుకొనవచ్చును. పాటలో పాల్గొనువారు ముందుగా మోతుబరి సర్టిఫికేటు పంచాయితీ ఆఫీసునందు అందచేసినవారేగాని పాటలో పాల్గొన అర్హులుగారు.

వివరములు :	ధరావతు
1. కూరగాయల మార్కెటు	రు. 500—
2. బస్సుస్టాండు	రు. 300—
3. లారీస్టాండు	రు. 200—
4. కార్టుస్టాండు	రు. 300—
5. స్లాటరు హౌస్	రు. 100—

(సం.) వి. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

వేలం ప్రకటన

చల్లపల్లి పంచాయతీ.

కృష్ణాజిల్లా చల్లపల్లి పంచాయితీకి చెందిన (1) వారపుసంత, (2) రోజువారీ కూరగాయల మార్కెట్టు, (3) రోజువారీ చేపలు మాంసము మార్కెట్టు, (4) పశువధశాల, (5) బండ్ల దొడ్డి మొదలగువాటిలో 1961—62 సంవత్సరమునకు ఫీజులు వసూలు చేసికొనే హక్కు ది. 24—2—61 వ తేదీ మధ్యాహ్నము 3—0 గంటలకు చల్లపల్లి పంచాయితీ కార్యనిర్వాహక అధికారిగారిచే బహిరంగముగా వేలం వేయబడును. పాటపాడదలచినవారు పాట షరతులు, చెల్లించవలసిన ధరావతు మొదలగు విషయములు ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును.

కోమూరు మధుసూదనశర్మ, కార్యనిర్వాహకాధికారి, చల్లపల్లి పంచాయతీ.

టెండరు నోటీసు

జంగారెడ్డిగూడెం పంచాయతీ.

పశ్చిమ గోదావరిజిల్లా, పోలవరం తాలూకా, జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయితీ వారిచే యీ క్రింది పన్నులకు జంగారెడ్డిగూడెం పంచాయితీ ఆఫీసువద్ద ది. 25—2—61 వ తేదీ సాయంత్రం గం. 4ల వరకు సీల్డు టెండర్లు కోరడమైనది. సదరు టెండర్లు ఆదేరోజున గం. 5 లకు తెరువబడును. టెండరు షరతులు, మిగతా వివరములు పంచాయితీ ఆఫీసు పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

1. 1961—62 సంవత్సరమునకు పంచాయితీకి వలయు కిర్సనాయిలు సప్లై చేయుటకు
2. పంచాయితీ సిబ్బందికి వలయు దుస్తులు సప్లై చేయుటకు.
3. పంచాయితీకి వలయు వీధిలాంతర్లు, విడిసామాన్లు సప్లై చేయుటకు.

(సం.) ఎస్. జి. క్రిష్ణంరాజు, కార్యనిర్వాహకాధికారి, గ్రామపంచాయితీ, జంగారెడ్డిగూడెం.

రేడియో

మంగళవారం, ఫిబ్రవరి 14
శక 1882 మాఘ 25

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 విజయవాడ వశె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 మానిక్‌రావ్ రాయచూర్‌కర్: ఖయాల్ రావ్‌కలి. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 రాధా జె. నుజీర్: భజన్, 1—15 మానిక్‌రావ్ రాయచూర్‌కర్: ఖయాల్ మధువంతి, 1—30 వాద్యగోష్ఠి: విజయ విద్వాంసులు, 1—50 తె. వా., 2—00 రాధా జె. నుజీర్: భజన్, 2—10 ఉ. వా., 2—20 ఉన్నత పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 3—45 ఉన్నత పాఠశాలలకు. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 కన్నడ శ్రోతలకు, 7—00 తె. వా., 7—15 మరాటీ శ్రోతలకు, 7—30 సాహిత్య నందిని (విజయవాడ నుండి రిలే), 7—45 శ్రోతల ఉత్తరాలకు జవాబులు (ఉర్దూ), 7—50 ప్రసంగము (ఉర్దూ), 8—00 శ్రోతలు కోరిన పాటలు, 8—30 మానిక్‌రావ్ రాయచూర్‌కర్: ఖయాల్, 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—30 మాయింటి మహాలక్ష్మి, రేడియో సంక్షిప్త శబ్దచిత్రం, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వశె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వశె, 2—10 పి. సోమేశ్వరరావు: వీణ, పుచ్చా సుబ్బారావు: మృదంగం, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వశె. సాయంత్రం: 6—00 హైదరాబాద్ ఎ వశె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వశె, 7—45 వయొలిన్‌పై ఘనరాగపంచకం: విజయ విద్వాంసుడు, 8—00 హైదరాబాద్ ఎ వశె, 9—15 వీణ ధనమ్మాళ్: వీణ, 9—30 హైదరాబాద్ ఎ వశె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని: శ్యామలా దండకం, 7—00తె.వా., 7—15 వి. విఠల్‌రావు: వేణువు, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్ నుండి రిలే), 1—00 పేరంటం, స్త్రీల కార్యక్రమము, రాజదండంబైన రమణీయ వీణ, సరోజినీదేవిని గురించి, రూపకము, రచన: వింజమూరి శివరామరావు, 1—30 లలిత సంగీతం, 1—50 తె. వా., 3—30 యెంకిపాటలు: పి. వి. సుబ్బులక్ష్మి, 3—45 ఉన్నత పాఠశాలలకు (హైదరాబాద్ నుండి రిలే), 4—15 వాతావరణ సూచన. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 మా గురుదేవులు, కొన్ని మధుర స్మృతులు కాటూరి వెంకటేశ్వరరావు, 7—45 బొమ్మరిల్లు పాటలు, 8—00 వి. విఠల్‌రావు: వేణువు, 8—30 కల్పలత—శ్రోతలు కోరిన పాటలు, 9—00 ఆం. వా., 9—15 పునశ్చరణ—సంగీత శిక్షణలో చెప్పిన కీర్తనలు, 9—30 రేడియో సంక్షిప్త శబ్దచిత్రం (హైదరాబాద్ నుండి రిలే), 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 త. వా., 7—30 కమలా శర్మ: వయొలిన్, 8—00 మధుర గీతం. మధ్యాహ్నం : 1—00 భజన కీర్తనలు, 1—15 వాద్యగోష్ఠి, 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 త. వా., సాయంత్రం : 5—30 మాయవరం ఎస్. పార్థసారథి, 7—15 త. వా., 7—30 చిత్రగానం, 7—45 పి. ఎస్. వేదాచలం, చిత్తూర్ గోపాలకృష్ణన్: వయొలిన్, పాలఘాట్ కె. కుంజుమణి: మృదంగం 9—00 సంగీతమాల, 9—15 హిందీ పాటలు: సి. సూర్యనారాయణమూర్తి, 9—30 తిరుచ్చి వశె, 10—00 సంగీతామృతం, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ఎ వశె 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వశె, 8—00 ఆం. వా. మధ్యాహ్నం: 12—30 మద్రాస్ ఎ వశె, 1—00 మద్రాస్ ఎ వశె, 1—30 ఆం. వా., 1—40 గానమంజరి, 1—50 తె. వా., 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎవశె. సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వశె, 6—20 మీనాక్షి రామకృష్ణన్, 7—00 తె. వా., 7—15 గోటువాద్యం: విజయ విద్వాంసుడు, 7—30 తిరుచ్చి వశె, 7—45 మద్రాస్ ఎ వశె, 9—00 ఆం. వా., 9—15 వాళ్ళంగు వాళ్ళదుం నాటిక (తమిళము) రచన: ఆర్. బాలకృష్ణన్, 10—30 ప్రసార సమాప్తి.

మద్రాసుకు తమిళనాడు పేరు

డాక్టర్ లోహియా సమర్థన

హైదరాబాద్, ఫిబ్రవరి 11:— మద్రాసు రాష్ట్రానికి "తమిళనాడు" పేరు పెట్టాలని ప్రతిపక్షాలు కోరడం న్యాయమేనని డాక్టర్ రామమనోహర్ లోహియా నిన్న సోషలిస్టు పార్టీ కేంద్ర కార్యాలయంనుంచి ప్రకటించారు. ప్రాంతీయ భాషపేరుతో చాలా రాష్ట్రాలు పిలువబడుతున్నాయనీ, ఇదివరలో సోషలిస్టుపార్టీ తమిళనాడని పేరుపెట్టాలని కోరిందనీ శ్రీ లోహియా వివరించారు.

జలంధర్‌కు శ్రీ సంజీవరెడ్డి రాక

వివిధ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుల సమావేశానికై

జలంధర్, ఫిబ్రవరి 11:— ఇక్కడ రెండురోజులపాటు జరిగే రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుల, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఇక్కడకు అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ నీలం సంజీవరెడ్డి ఇక్కడకు నిన్న సాయంత్రం వచ్చారు. వారికి గొప్ప స్వాగతం ఇవ్వబడింది. పంజాబు ముఖ్యమంత్రి సర్దార్ ప్రతాప్‌సింగ్ కైరాన్, ఇతర మంత్రులు, కాంగ్రెసు నాయకులు రైల్వే స్టేషన్‌లో కాంగ్రెసు అధ్యక్షునికి పూలమాలలు వేసి స్వాగతం చెప్పారు. కాంగ్రెసు వలంటీర్లు బాలికలు సమర్పించిన సైనిక వందనం స్వీకరించారు. అక్కడనించి అధ్యక్షులు అటార్ గృహానికి వూరేగింపుతో వెళ్లారు. ఒకచోట రోడ్డు ప్రక్కన కొంతమంది నిల్చొని నల్లజండాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శకుల నాయకులొకరు మాట్లాడుతూ ఆర్య సమాజ నాయకులను విడుదల చేయాలని కోరారు. ఆర్యసమాజ నాయకులు లాలా జగత్‌నారాయణ్, వీరేంద్ర, డి. డి. జోషి ప్రభృతులను ఫిబ్రవరి 6 న అరెస్టుచేశారు. ఇందులో జగత్ నారాయణ్ మాజీవిద్యామంత్రి, వీరేంద్ర శాసన మండలి సభ్యులు, జోషి పట్టణ జనసంఘం అధ్యక్షులు, ఈ వూరేగింపు బస్సు స్టాండు వద్దకు రాగానే నినాదాలు, ప్రతినినాదాలు, కేకలు వేయసాగారు. చిన్నఅల్లరి జరిగింది. ఈ అల్లరిలో ఆరుగురు వ్యక్తులకు కొద్దిపాటి గాయాలు తగిలినాయి. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్సచేశారు.

రైలుస్టేషన్‌నుంచి అటార్ గృహంవరకూ వున్న మూడుమైళ్ల ప్రాంతంలోనూ రోడ్డు కిరువైపులా ఆర్చీలతో అలంకరించారు. శ్రీ సంజీవరెడ్డిగారు త్రోవ పొడుగునా ప్రజల అభినందనలను ముకుళితహస్తాలతో జీపుకారులో నిలబడి స్వీకరించారు.

కాంగ్రెసుఅధ్యక్షునికి నిమ్నజాతుల లీగ్‌వారు, హరిజనసంస్థలవారు రామాయణ గ్రంథాన్ని రైల్వే రోడ్ వద్ద బహూకరించారు. శాసనసభ్యుడు శ్రీ చౌదరి సార్‌రామ్ వాల్మీకి సభ తరపున ఒక స్వాగత పత్రం సమర్పించారు.

మైసూరు, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, బొంబాయి, రాజస్థాన్ రాష్ట్రాల కాంగ్రెసు అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనుటకు వచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ ఫిబ్రవరి 12 ఉదయం వస్తారు. ఆయన ఈ సమావేశంలో ప్రసంగిస్తారు.

కేరళలో గ్రామీణ విశ్వవిద్యాలయం

(ఆంధ్రప్రభ విలేఖరి)

త్రివేండ్రమ్, ఫిబ్రవరి 12:— కేరళ రాష్ట్రంలో గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయడానికి సన్నాహాలు పూర్తి అయ్యాయి. త్రివేండ్రంలోని వ్యవసాయ కళాశాల కార్యకలాపాలతో ఈ గ్రామీణ విశ్వవిద్యాలయం కృషి సమన్వయంచేయబడుతుంది.

ఢిల్లీలోని సాంకేతిక సహకార సంస్థ సహాయంతో దీనిని ఏర్పాటుచేస్తున్నారు.

'కుటుంబ నియంత్రణంవల్ల ప్రయోజనం శూన్యం'

జనాభా పెరుగుదలను అది అరికట్టలేదని కృష్ణమీనన్ అభిప్రాయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:— 'జనాభా పెరిగితే భయపడేవారి తరగతికి నేను చెందను. ప్రజలు ఎక్కువయ్యేకొద్దీ విజ్ఞానం ఎక్కువవుతుంది. ఒక్కభూమినుండి మాత్రమేకాక, ఇతరత్రా కూడా వారు ఆహారాన్ని సంపాదించుకోగలుగుతారు" అని రక్షణ మంత్రి శ్రీ కృష్ణమీనన్ నిన్న యిక్కడ అన్నారు.

ఆరోగ్యాభివృద్ధికి అణుశక్తి వినియోగ పద్ధతులపై రక్షణశాఖ ఏర్పాటుచేసిన ప్రదర్శనలో ప్రసంగిస్తూ కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరించినంతమాత్రాన అధిక జనాభా అగ్గిపోదని స్పష్టం చేశారు.

శ్రీ కృష్ణమీనన్ యింకా యిలా అన్నారు: "కుటుంబ నియంత్రణ పద్ధతులను అనుసరించినంతమాత్రాన ప్రపంచంలో జనాభా ఒక పరిమితిని మించి పెరిగిపోకుండా చూడడం కష్టం.

"తమాషా ఏమంటే పుట్టిన వారందరు కొత్తవారు పుట్టరాదని కోరుతున్నారు".

"ఈరోజే దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమయింది. లెక్కలలో పొరపాట్లు ఉన్నప్పటికీ మన జనాభా దాదాపు 42 నుండి 43 కోట్లవరకు ఉండగలదని చెపుతున్నారు. వచ్చే పది సంవత్సరాలవరకు తిరిగి జనాభాలెక్కల సేకరణ జరిగేదాకా మన జనాభా 43 కోట్లు మాత్రమేనని చెపుతూ ఉంటాము.

"కాని 21 వ శతాబ్దం ప్రారంభంనాటికి భారతదేశం జనాభా 70 కోట్లు దాటుతుంది."

ఆలిండియా రేడియో కృషి పరిశీలనకై కమిటీ

రాజ్యసభలో అనధికారతీర్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:— ఆలిండియా రేడియో కృషిని పరిశీలించే నిమిత్తం పార్లమెంటు సభ్యులతో ఒక కమిటీని నియమించాలనే తీర్మానానికి నిన్న రాజ్యసభలో ప్రథమస్థానం లభించింది. దీనిని ప్రతిపాదించదల్చుకున్నవారు కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ బసవపున్నయ్య.

కాంగ్రెసు సభ్యురాలు శ్రీమతి చంద్రావతి లక్ష్మన్‌పాల్ వధూవరులమధ్య 15 ఏండ్లకంటే ఎక్కువ తేడా వున్న వివాహాలను అనుమతించరాదని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించ దలిచారు. ఈ తీర్మానానికి ద్వితీయస్థానం లభించింది. దేశంలో వార్తాపత్రికల యాజమాన్య విషయమై విచారణ చేయాలని, కొత్తపత్రికల వ్యాపారాన్ని అరికట్టడానికై చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ భూపేష్‌గుప్త ప్రతిపాదించదలచుకున్న తీర్మానానికి ఆఖరుస్థానం లభించింది.

ఉపాధ్యాయుల, గుమాస్తాల జీతాలలో వ్యత్యాసాలు

: x :

ప్రభుత్వం త్వరలో తొలగిస్తుందని ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రకటన

విశాఖపట్నం, ఫిబ్రవరి 12:— సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులు, లోయర్‌డివిజన్ గుమాస్తాలు, వీరి జీతాల స్కేళ్ళమధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం సత్వరం తొలగిస్తుందని ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి ఇక్కడ ప్రకటించారు.

విశాఖ, శ్రీకాకుళం, జిల్లా ఉపాధ్యాయుల సంఘాల, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘాల విద్యావిషయిక సమావేశానికి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఈనెల 8వ తేదీన ప్రారంభోత్సవం జరిపారు. జీతాల స్కేళ్ళలో తేడాలను ప్రభుత్వం తొలగిస్తుందని చెప్పిన విషయాన్ని వాగ్దానంగా మాత్రం తీసుకోవద్దని శ్రీ బ్రహ్మానందరెడ్డి వివరించారు.

పాఠశాల, సహకార సంఘం, పంచాయితీ, ఈ మూడు సంస్థలు గ్రామ సౌభాగ్యానికి మూలస్తంభాలనీ, వీటిని సక్రమంగా నడిపితే అన్నిఅవరోధాలు, చిక్కులు మాయమవుతాయనీ శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రబోధించారు.

జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ సాగి సూర్యనారాయణరాజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ కంచర్ల శ్రీరామమూర్తి మంత్రికి స్వాగతం చెప్పారు.

విశాఖపట్నంజిల్లా ఉపాధ్యాయుల సంఘాధ్యక్షుడు శ్రీ టి. వి. రామమూర్తి మాట్లాడుతూ దేశ సంస్కృతికి తగినటుల విద్యా విధానాన్ని రూపొందించాలన్నారు. పరీక్షా విధానంలో పూర్తి సంస్కరణ జరగాలన్నారు. ప్రస్తుత విద్యావిధానం విద్యార్థుల అభిరుచులను వృద్ధి చేయడానికి బదులు క్రమక్రమంగా విద్యార్థుల తెలివితేటలను నాశనం చేస్తున్నదని చెప్పారు.

విద్యార్థులలో నేడు క్రమ శిక్షణ కుంటుపడిందనీ, దేశంలో మూకుం ప్రవర్తన చక్కబడితేనేగాని విద్యార్థుల నడవడిక చక్కబడదని శ్రీ రామమూర్తి వ్యాఖ్యానించారు.

దేశంలో మూకుం ప్రవర్తనకు, పాఠశాలలో క్రమ శిక్షణ ప్రమాణాల అభివృద్ధికి అవినాభావ సంబంధం కలదనీ, మానసిక విజ్ఞానవేత్తలు, విద్యావేత్తలు సరైన జాతీయవిద్యా విధానాన్ని రూపొందించాలని శ్రీ రామమూర్తి సూచించారు.

విశాఖజిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘాధ్యక్షుడు శ్రీ బి. వి. సన్యాసిరావు ఈ సందర్భంలో ఒక ప్రణాళికను సమర్పించారు.

పాఠశాల సక్రమ నిర్వహణలో ప్రధానోపాధ్యాయులకు సంపూర్ణ స్వేచ్ఛ కలుగజేయాలని సూచించారు.

సూర్యాపేటలో ఆసుపత్రి భవనం

నిర్మించడానికి పరిషత్ చే రు 10 వేలు మంజూరు

నల్లగొండ, ఫిబ్రవరి 11:— నల్లగొండ జిల్లా పరిషత్ వ్యవసాయ, పశుసంరక్షణ స్థాయీ సంఘం, కలెక్టరు శ్రీ అల్లాయార్‌ఖాన్ అధ్యక్షతను ఇక్కడ సమావేశమయినది. గ్రామాలకు కూడలి అయిన సూర్యాపేటలో ఆసుపత్రిభవనం నిర్మించడానికి రు 10 వేలు మంజూరుచేసింది. సూర్యాపేట పంచాయితీ సమితి ఇంకో పదివేలు దీనికి ఇవ్వాలని కూడా స్థాయీ సంఘం తీర్మానించింది.

విద్యాభివృద్ధిఆవశ్యకత

ప్రణాళికామంత్రి వివరణ

మెదక్, ఫిబ్రవరి 11— అన్ని స్థాయిలలో విద్యాభివృద్ధి అవసరమని ప్రణాళికమంత్రి శ్రీ రంగారెడ్డిచెప్పారు.

నరసపూర్ తాలూకాయువజనవార్షికోత్సవాలలో జరిపిన ఆటల పోటీలలో విజేతలకు మంత్రి క్రిందటి మంగళవారం బహుమతులు పంచిపెట్టారు.

జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ ఆర్. కృష్ణారెడ్డి కూడా ఈ సందర్భంలోమాట్లాడారు.పంచాయితీ సమితి అధ్యక్షుడు శ్రీ జగన్నాథరావు మంత్రికి స్వాగతం చెప్పారు .

అంతకు ముందు శ్రీ రంగారెడ్డి ప్రసూతి వార్డుకు ప్రారంభోత్సవం జరిపారు. ఉత్సవాలను నరసపూర్‌లో భూఖామందు శ్రీ రామారావు ప్రారంభించారు. తాలూకాలోని అన్ని పాఠశాలలు, అన్ని యువజన సంఘాలు ఉత్సవాలలో పాల్గొన్నాయి. సర్పంచాల ద్వితీయ మహాసభకు శ్రీ వి. రెడ్డి అధ్యక్షత వహించారు.

చిత్రకూటంలో రామాయణ మేళా

హైదరాబాద్, ఫిబ్రవరి 8:— కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఈసంవత్సరం చిత్రకూటంలో అక్టోబరు 21 నుంచి 31 వరకు రామాయణమేళాలో పాల్గొనడానికి అంగీకరించారు. వారు రచించిన రామాయణ కల్పవృక్షంలో కొన్నిభాగాలు భాస్కర, రంగనాథ రామాయణాలలో కొన్ని భాగాలను వీరు ఆసందర్భంలో పఠిస్తారు.

కాశీ కృష్ణాచార్యులవారికి సన్మానం

గుంటూరు, ఫిబ్రవరి 12 :— మధ్య శ్రీ కాశీ కృష్ణాచార్యులవారి సంస్కృత సామ్రాజ్యాభిషేకం ఫిబ్రవరి 15,16 తేదీలలో ఇక్కడ జరుగుతుంది.

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ బూర్గుల రామకృష్ణారావుఅధ్యక్షత వహిస్తారు. ఆంధ్ర శాసనసభా స్పీకరు శ్రీ ఎ. కాళేశ్వరరావు సభ ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖామంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి శ్రీ కృష్ణాచార్యుల చిత్రపటాన్ని ఆవిష్కరిస్తారు. పండిత పరిషత్తు జరుగుతుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షలు

టైంటేబుల్స్‌కు సంబంధించిన ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 11:— ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల అధికారి నిన్న దిగువ నుదహరించిన ప్రకటన చేశారు:— 1961 మార్చి—ఏప్రిల్‌లో జరుగనున్న వివిధ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక టైంటేబుల్స్ నోటీసు బోర్డులలో ఉంచడానికి ఆయా కళాశాలలకు పంపబడ్డాయి. వీటిని అభ్యర్థులు చూచుకుని ఏవైనా సజెక్షన్లు లేకపోయినా, లేక ఏవైనా అసంగతం ఉన్నా ఫిబ్రవరి 20 లోపల కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేయాలి.

సముద్ర గర్భంలో చేపల వేట

పెరుపాలెంలో మరబోటు ఏర్పాటు

(మన విలేఖరి)

నర్సాపురం, ఫిబ్రవరి 11:— ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు నర్సాపురం ప్రాంతంలో గల పెరుపాలెంలో సముద్రంలో మత్స్యములు పట్టేందుకు ఉపయోగ పడే మరబోటును ఏర్పాటు చేస్తున్నారని ఈ పరిశ్రమలో విశేషకృషి చేస్తున్న శ్రీ ఎ. వెంకట్రాయుడుకు తెలియ జేశారు.

చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు విద్యుచ్ఛక్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 11:— చిత్తూరుజిల్లా వాయలపాడు తాలూకాలో కొన్ని గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా చేసేందుకు రాష్ట్ర విద్యుత్ బోర్డు రు. 8,80,100 లు మంజూరు చేసింది.

328 వ్యవసాయ క్షేత్రాలకు, 78 ఇళ్ళకు, 16 వీధి లైట్లకు, మూడు పరిశ్రమలకు విద్యుచ్ఛక్తి సరఫరా చేస్తారు.

నెల్లూరుజిల్లా రాపూరు తాలూకాలో కొన్ని గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా చేసేందుకు 2, 34, 300 లు కూడా బోర్డు మంజూరు చేసింది. 76 వ్యవసాయ క్షేత్రాలకు, 47 ఇళ్ళకు విద్యుచ్ఛక్తి సరఫరా చేస్తారు.

గిరిజనుల దుస్థితి

శ్రీ దేవదానం వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 11:— ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కన్‌వెన్షన్‌లో గిరిజనులను హరిజనులతో కలిపారనీ, ఇలా కలపడం ప్రచార సౌకర్యార్థం, కన్‌వెన్షన్‌కు విశాల దృక్పథం కలదని వెల్లడి చేయడానికి జరిగిందనీ, ఆంధ్రప్రదేశ్ ఆదిమనివాసులసంఘం ప్రధానకార్యదర్శి శ్రీ యం. దేవదానం ఇవాళ ఇక్కడ ప్రకటించారు.

షెడ్యూలు తరగతులకే అన్ని సౌకర్యాలు లభిస్తున్నవనీ, అందుచేత గిరిజనులకు ఎక్కువ నష్టం కలిగిందనీ శ్రీ దేవదానం వివరించారు.

డాక్యుమెంటరీ చిత్రాలు

హైదరాబాద్ దీపక్‌మహల్‌లో ప్రదర్శన

హైదరాబాదు, ఫిబ్రవరి 11:— ఫిలిప్స్ డివిజన్ తీసిన కొన్ని డాక్యుమెంటరీ చిత్రాలు, వార్తా సమీక్షలు ఇవాళ దీపక్ మహల్‌లో విశిష్ట సభ్యులయెదుట ప్రదర్శించారు.

శాసనమండలి అధ్యక్షుడు శ్రీ మాడపాటి హనుమంతరావు, న్యాయమూర్తి శ్రీ డి. మునికన్నయ్య, తదితర ప్రముఖులు వీటిని సందర్శించారు.

సికింద్రాబాదు ఫిలిప్స్ డివిజన్ మేనేజరు శ్రీ డి. డి. అరోరా అతిథులకు స్వాగతంచెప్పారు.

ఢిల్లీలో, రాష్ట్ర రాజధాని నగరాలలో జరిగిన రిపబ్లిక్‌మహోత్సవాలు, భారతదేశంలో బ్రిటిష్ రాణిపర్యటన మొదలగుచిత్రాలను ప్రదర్శించారు.

హైదరాబాద్ కార్పొరేషన్ స్పెషల్ కమిటీలు

హైదరాబాదు, ఫిబ్రవరి 10:— హైదరాబాదు కార్పొరేషన్‌స్పెషల్ కమిటీలు పని ప్రారంభించాయి. క్రిందటి సంవత్సరం అక్టోబరు నెలలో వీటిని ఏర్పాటు చేశారు.

దిగువ నుదహరించిన వారిని ఏకగ్రీవంగా ఆ యా పదవులకు ఎన్నుకున్నారు.

వర్క్సు కమిటీ:శ్రీ రంజిత్‌సింగు(అధ్యక్షుడు) శ్రీ జె. ఎ. పెంటయ్య (ఉపాధ్యక్షుడు)

అక్ట్రాయ్ కమిటీ:శ్రీ కె. ఆర్. అబ్బయ్య (అధ్యక్షుడు) శ్రీ వీరేశం (ఉపాధ్యక్షుడు).

సింగువర్మ (అధ్యక్షుడు), శ్రీమతి అశాదేవి (ఉపాధ్యక్షురాలు)

"రక్తదాత" శ్రీ యస్. వి. నరసింహారావు వీరు 38 పర్యాయములు తన రక్తమును అయాచితంగా దానం చేశారు.

మద్రాసుమీదుగా రష్యన్ ఉపగ్రహం

యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు పరిశీలించిన వైనం

(ఆంధ్రప్రభ విలేఖరి)

మద్రాసు, ఫిబ్రవరి 11:— మద్రాసు విశ్వవిద్యాలయానికిచెందిన ముగ్గురు శాస్త్రజ్ఞులు గత రాత్రి రష్యన్ ఉపగ్రహాన్ని ఆకాశంలో ప్రయాణం చేయుచుండగా పరిశీలించ గలిగారు. రాత్రిఅంతా పూర్తిగామేల్కొని వీరు ముగ్గురు ఉపగ్రహం ప్రయాణాన్ని లెక్కలు వేసి తాము చూపించినది రష్యన్ ఉపగ్రహమేనని ప్రకటించారు.

మొదట సాయంత్రం 7—20గంటలకు నైఋతి దిశనుండినక్షత్రం వంటి కాంతివంతమైన వస్తువు ప్రయాణంచేయడం వీరు గమనించారు. ఆ తరువాత 15 నిమిషాలలో ఈశాన్య దిశవైపు ప్రయాణం చేసి అదృశ్యమైనది. ఆకాశంలో దాదాపు 60 డిగ్రీల రేఖలో ప్రయాణం చేయ గలిగింది. ఉపగ్రహం ప్రయాణం చేసిన కాలం ,గుర్తించి, ఆ తరువాత 4గంటల తరువాత తిరిగి ఆది కనిపించవచ్చని లెక్క గట్టారు. అనుకున్న ప్రకారం తిరిగి ఉపగ్రహం తొమ్మిది గంటలకు వినువీధిలో కనిపించింది. అప్పుడప్పుడే పశ్చిమ దిశలో అస్తమిస్తున్న శుక్రగ్రహం దగ్గరనే ఈ ఉపగ్రహం బయటపడింది. 45 డిగ్రీల ఏటవాలుగా ఈశాన్య దిశవైపు ప్రయాణం చేసి తిరిగి అదృశ్యమైనది.

తిరిగి వేకువ జామున ఉపగ్రహం ఆకాశంలో ప్రవేశించి సాయంకాలం ప్రయాణం చేసిన మార్గానికి భిన్నంగా ప్రయాణం చేయ గలదని అంచనావేశారు. అనుకున్న ప్రకారం వేకువ జామున నాలుగుగంటల అయిదు నిమిషాలకు ఉపగ్రహం వాయువ్య దిశనుండి ప్రవేశించి ఆగ్నేయదిశగా ప్రయాణం చేసింది.

ఇకముందు కొద్దిరోజులవరకు ఉపగ్రహం ఇదేవిధంగా ప్రయాణం చేయగలదని వీరు ప్రకటించారు. తాము చూసినది రష్యన్ ఉపగ్రహమేనని విశ్వసిస్తున్నామని వీరు ప్రకటించారు.

ఉపగ్రహాన్ని పరిశీలించిన శాస్త్రజ్ఞుల పేర్లివి. డాక్టర్ ఆర్. గణేశన్, డాక్టర్ ఆర్. కల్యాణసుందరం, డాక్టర్ ఆర్. శ్రీనివాసన్.

కోయంబత్తూరు దొంగనోట్లకేసు

జామీనుపై శ్రీ కృష్ణన్ విడుదలకు మదరాసు హైకోర్టు నిరాకరణ

మదరాసు, ఫిబ్రవరి 10:— కోయంబత్తూరు దొంగనోట్ల కేసులో మొదటిముద్దాయి శ్రీ జి. కృష్ణన్‌ను జామీనుపై విడుదల చేయడానికి మదరాసు హైకోర్టు నేడు నిరాకరించింది. క్రింది కోర్టులో కేసుకు సంబంధించిన ముఖ్యమైన సాక్షులను విచారించడం ఇంకా పూర్తికానందున శ్రీ జి. కృష్ణన్ జామీను దరఖాస్తును అంగీకరించడానికి వీలులేదని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

చిన్నపిల్లలకు ప్రత్యేకశిక్షణ

ప్రణాళికా సంఘంచే పథక పరిశీలన

మధుర్కై, ఫిబ్రవరి 11:— మద్రాసు ఆర్థికమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రీ-ప్రైమరి విద్యావయస్సుకు తక్కువవయస్సు వున్నపిల్లలకుపరిశుభ్రత, మంచినడవడి మొదలగునవి బోధించడానికై ఒకపథకాన్ని ప్రణాళికాసంఘం పరిశీలిస్తున్నదని తెలియ జేశారు. దీనిననుసరించి 5 ఏళ్ళ వయస్సున్న పిల్లలకు ఉదయం సాయంకాలం ఒకగంట వీటిలో శిక్షణ యిస్తారు.

కేరళలో 18 వేలమంది గీతకార్మికుల నిరసన

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకత

త్రివేండ్రం, ఫిబ్రవరి 11:— కేరళ ప్రభుత్వం త్రిసూర్, ముకుందపుర తాలూకాలలో మద్య నిషేధ చట్టాన్ని అమలు పరుస్తూ విస్తృతం చేయడంవల్ల కేరళ గీత కార్మికులు 18 వేలమంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి నిర్ణయించుకొన్నారు.

వీరికి కమ్యూనిస్టుల ప్రాబల్యంలో వున్న 3 లక్షలమంది ఇతర కార్మికుల సహాయం లభించగలదు.

బొంబాయి, ఫిబ్రవరి 11: — ప్రముఖ ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ నాథ్‌పాయ్ కొన్ని వారాల క్రితం ఆస్ట్రియా దేశస్థురాలైన క్రెస్టేన్ ఫుబెల్‌ను వివాహమాడారు.

ప్రకటన

ఆంధ్రప్రదేశ్ - సమాజాభివృద్ధి కార్యక్రమం - సాంఘికవిద్యా నిర్వాహకుల నియామకం - దరఖాస్తులకు పిలుపు

దిగువ పేర్కొన్న ప్రాంతాలవారిగా 60 తాత్కాలిక సాంఘిక విద్యా నిర్వాహకుల పదవులకు అభ్యర్థులనుండి 1961 మార్చి 10 వరకు దరఖాస్తులు కోరబడుతున్నాయి.

ప్రాంతం పేరు	వివిధ తెగలకు కేటాయించిన పదవుల సంఖ్య			
	బహిరంగ పోటీ	వెనుకబడిన తరగతులు	షెడ్యూల్డు కులాలు, తెగలు	మొత్తం
కోస్తా ప్రాంతం:—శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలు.	7	6	3	16
మధ్యతీరప్రాంతం:—నెల్లూరు,చిత్తూరు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు.	8	7	3	18
తెలంగాణా ప్రాంతం:—హైదరాబాదు, మెదక్, మహబూబునగరం, నల్గొండ, నిజామాబాదు, ఖమ్మం, వరంగల్, కరీంనగరం, ఆదిలాబాదుజిల్లాలు.	11	10	5	26

తెలంగాణా జిల్లాలలోని బ్లాకులలో సాంఘిక విద్యా నిర్వాహకుల పదవులకు 15 సంవత్సరాలకు తక్కువగాకుండా తెలంగాణా జిల్లాలలో నివసించినవారుమాత్రమే దరఖాస్తులు పెట్టుకోవాలి.

సూచన:—షెడ్యూల్డు కులాలు, తెగలు లేక వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులు కావలసినంతమంది రానియెడల ఆ ఖాళీలు ఇతరులను తీసుకోవటంద్వారా భర్తీచేయబడతాయి. పై కులాలకు చెందినవారు ప్రతిభను బట్టి బహిరంగ పోటీద్వారా నియామకానికి కూడా అర్హులే. ఆమాత్రాన వారికి కేటాయించిన పదవులసంఖ్య ఏమాత్రం మారబోదు.

యోగ్యత:—పరిగణింపబడిన ఏదేని విశ్వవిద్యాలయంనుండి పట్టభద్రుడై వుండాలి సామాజిక, గ్రామ పునర్నిర్మాణ కార్యకలాపాలలో నిమగ్నమయిన గుర్తింపబడిన సంస్థలో కనీసం ఐదేండ్ల సాంఘిక సేవానుభవం గడించివున్నవారికి ఆధిక్యత ఇవ్వబడుతుంది.

వయస్సు:—1961 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 35 యేండ్లు దాటకుండా వుండాలి.

జీతం:—రు. 100—5—140—7½—200, మామూలు భత్యాలు అదనం.

దరఖాస్తులు సంపూర్ణంగాను, సక్రమమయిన రీతిలో పంపిన అభ్యర్థులను సెలక్షన్ కమిటీముందు ఇంటర్వ్యూ నిమిత్తమై పిలవటం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడ జరిగేదీ తరువాత ప్రకటించబడుతుంది. ఇంటర్వ్యూకు స్వంత ఖర్చులతో హాజరవవలసిఉంటుంది.

ఎన్నికయిన అభ్యర్థులు 6 నెలలపాటు ప్రత్యేక శిక్షణ పొందవలసి వుంటుంది. ఆ కాలంలో నెలకు రు. 100ల చొప్పున స్టయిపెండు ఇస్తారు. శిక్షణ ముగిసిన తరువాత కనీసం మూడు సంవత్సరాలవరకైనా ప్రభుత్వంలో పనిచేస్తానని ముందు హామీ వ్రాసియివ్వాలి.

క్రింది వివరాలను పూర్తిగా ఇస్తూ దరఖాస్తులు అభ్యర్థుల స్వదస్తూరీతో పంపాలి.

1. పూర్తి పేరు: (విడి అక్షరాలలో)
2. తండ్రి పేరు:
3. ప్రస్తుత చిరునామా:
4. శాశ్వత చిరునామా:
5. పుట్టిన తేదీ, స్థలం: (తాసిల్దారునుండి పొందిన నేటివిటీ సర్టిఫికేట్‌పొందుపరచాలి.)
6. అభ్యర్థి చెందిన తెగ పేరు: (షెడ్యూల్డు కులాలు, తెగలు లేక వెనుకబడిన తరగతులకు చెందితే,)
7. సాంఘిక సేవానుభవం, పూర్తి వివరాలు:
8. క్రింద తెల్పిన విధంగా 15 వ యేటనుండి చదివిన తరగతి, పాఠశాల, కళాశాల చిరునామా.

పాఠశాల లేక కళాశాల పూర్తి చిరునామా	ప్రవేశించిన తేదీ	ముగిసిన తేదీ	ఉత్తీర్ణమైన పరీక్షలు
1	2	3	4

9. గత ఐదు సంవత్సరాలు ఒక యేడాదికంటె పైన గడిపిన స్థలం చిరునామా.

గడిపిన తేదీ		పూర్తి చిరునామా—(గ్రామం, పోలీసు స్టేషన్
నుంచి	వరకు	జిల్లా లేక ఇంటి నంబర్, వీధి, రోడ్డు.

10. ఇంతకు ముందెక్కడైనా ఉద్యోగం చేసినట్లయితే, వివరాలు:

పదవి పేరు లేక	చేసిన కాలం		కార్యాలయం లేక సంస్థ చిరునామా
పని వివరం	నుంచి	వరకు	

"XLVI మిస్‌లేనియస్—యం. మిస్‌లేనియస్"— అనేపద్దుకు ప్రభుత్వ ట్రెజరీలోగాని, స్టేట్ బ్యాంక్‌లోగాని రు. 10లు జమకట్టిన చెలానావు దరఖాస్తుతో జతపరచి పంపాలి. షెడ్యూల్డు కులాలు, తెగలు లేక వెనుకబడిన తరగతులవారు రుసుం చెల్లించనక్కరలేదు. అయితే యీ తరగతులకు చెందిన అభ్యర్థులు తాము ఆ తరగతులకు చెందినట్లు తాసీల్దారు లేక డిప్యూటీ తాసీల్దారు హోదాకు తక్కువకాని రెవెన్యూ అధికారినుండి పొందిన సర్టిఫికేట్‌ను దరఖాస్తుతో పొందుపరచాలి.

దరఖాస్తులు "ప్రభుత్వ సహాయ కార్యదర్శి, ప్రణాళికలు, స్థానిక పరిపాలనాశాఖ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు" చిరునామాకు పంపాలి.

వయస్సు, యోగ్యతలను తెలిపే సర్టిఫికెట్ల నకలు కాపీలు మాత్రమే పంపాలి. తెలంగాణా అభ్యర్థులు, ముల్కీ సర్టిఫికెట్ నకలు కాపీని పంపవలసి వుంది.

బి. పి. ఆర్ విఠల్,
(ప్రభుత్వ ఉపకార్యదర్శి)

మీరు ఆశిస్తున్న
సూపర్‌టోన్
(SUPERTONE) మోడల్
"డిలక్స్"



6 వాల్వులు ఎసి 6 బ్యాండులు. 8" పి. ఎమ్. స్పీకరు. రెండు టోనుల వాల్నట్ వెనియర్డ్ క్యాబినెట్టులో అమర్చబడినది. స్వచ్ఛమైన ఉన్నస్వర ప్రతిధ్వని గలది
జర్మన్ నమూనా
వెల రూ. 350/- నికరం, స్థానిక పన్నులు వైపెత్తవి

మోడల్
"జనతా"



4 వాల్వులు ఎసి/డిసి
3 బ్యాండులు.అందమైన వెనియర్డ్ క్యాబినెట్టులో అమర్చబడినది ఎక్స్‌టెన్షన్ లౌడ్ స్పీకరు అమర్చుకు అవకాశం వున్నది.
వెల రూ. 125/- మాత్రం: స్థానిక పన్నులు వైపెత్తవి.
ఉచితంగా ప్రదర్శింపమని మీ సమీపంలో వున్న "సూపర్‌టోన్" డీలర్ని అడగండి.

తయారీదారులు:
ఎలెక్ట్రికల్ ఇంజనీయరింగ్ ఎక్విప్‌మెంట్ కంపెని
4, ఎర్రబాలు చెట్టి వీధి, మదరాసు-1.

ప్రతినిధులు లేనిచోట్ల డీలర్‌షిప్ కొరకు వ్రాయుకొనండి.

పొగాకు కార్మికులకు వేతన నిర్ణాయక సంఘం

జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుని విజ్ఞప్తి

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, ఫిబ్రవరి 10:— పొగాకు పారిశ్రామికులకు వేతనాల నిర్ణయ సంఘం ఒకటి ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ వేముల జగన్నాథరావు నిన్న సాయంత్రం ఇక్కడ వారి గౌరవార్థం ఏర్పాటైన సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు.

ప్రతి పరిశ్రమకూ జీతనిర్ణాయక సంఘాలు ఏర్పాటు కావాలని ఆందోళన జరిపే కమ్యూనిస్టులు పొగాకు పరిశ్రమ విషయంలో వ్యతిరేకిస్తున్నందుకు తమ ఆశ్చర్యం వెలిబుచ్చారు.

ప్రభుత్వం కనీస వేతనాల సంఘం రిపోర్టును ఆమోదించి సంతకాలు పెట్టిన తరువాత పనివారల ఆవస రాలన్నీ తీరిపోలేదనీ, అందులో కొన్ని ఆంగాల పనివార్లను గురించిన విషయాలు పేర్కొనబడలేదనీ ఆయన అన్నారు. ఈ కనీసవేతనాల సంఘ సిఫార్సులను అమలు జేయడానికి జీతాల నిర్ణయ సంఘం ఏర్పడినప్పుడే వీలవుతుందనీ, లేకుంటే పరిశ్రమలకు అపాయం కలిగి పనివారల కష్టాలు ఎక్కువకాగలవన్నారు.

శ్రీ జగన్నాథరావు ఇప్పటికాలంలో జీతనిర్ణాయక సంఘాల అవసరం ఎంతైనా వున్నదనీ, ప్రభువారు దాన్ని సమర్థించుచున్నారనీ ఒక్క కమ్యూనిస్టులు మాత్రం క్రితంసారి జరిగిన కార్మిక సలహా సంఘ సమావేశంలో దాన్ని వ్యతిరేకించారని అన్నారు. పొగాకు కార్మికులు కమ్యూనిస్టుల దుష్ప్రచారానికి మోసపోవద్దనీ, వారి సమస్యలు జీతనిర్ణాయక సంఘం ఏర్పడినప్పుడు తొలగిపోగలవనీ అన్నారు.

రైల్వే ట్రాఫిక్ సిబ్బంది కష్టాలు

రైల్వే ఉపమంత్రికి విజ్ఞప్తులు

విజయవాడ, ఫిబ్రవరి 9:— దక్షిణరైల్వే రన్నింగు స్టాఫ్ (లోకో అండ్ ట్రాఫిక్) వార్షికసమావేశం నిన్న ఇక్కడ జరిగింది. రైల్వేల ఉపమంత్రి శ్రీ షా నవాజ్ ఖాన్ ఈ సమావేశం ప్రారంభించారు.

శ్రీయుతులు శ్రీరాములునాయుడు, (గార్డు, ఈరోడ్), కె. వెంకటేశ్వరరావు, (గార్డు, విజయవాడ) ఎం. ఎస్. నాయుడు (గార్డు, దొనకొండ), ఎం పి ఎస్.వి. కన్నారావు (గార్డు, విజయవాడ), వి ఆర్ సుబ్రహ్మణ్యం (గార్డు, మధురై), బి.ఎస్ బింద్రాసింగ్ (డ్రైవరు,హుబ్లి), దక్షిణామూర్తి (డ్రైవరు, మద్రాసు) గార్లు మంత్రి గార్కి విజ్ఞప్తులు సమర్పించారు.

ఆయన వారితో విజ్ఞప్తులలో గల జీతాల స్కేళ్ళు, రన్నింగు అలవెన్సు, ప్రమోషన్లు, పనివేళలు, బదిలీలు మొదలైన విషయాలను చర్చించారు.

దక్షిణరైల్వే ఎంప్లాయీస్ సంఘ అధ్యక్షులు శ్రీ సుబ్బరామయ్య, కార్యదర్శి శ్రీ డి.వి. ఆనందం ఉపాధ్యక్షులు శ్రీ సి.హెచ్.వి. వలపతిరావుగార్లు పేకమిటీ సిఫార్సులు రన్నింగుస్టాఫ్‌యొక్క మొత్తం సౌకర్యాలకు ఎలా నష్టం కల్గించిందీ వివరించారు.

బొబ్బిలి కౌన్సిల్ బడ్జెట్ సమావేశం

బొబ్బిలి, ఫిబ్రవరి 10:— బొబ్బిలి మునిసిపాలిటీ బడ్జెటు సమావేశం ఫిబ్రవరి 6న జరిగింది. 1961—62 సంవత్సరాలకు బడ్జెటును, 1960—61 సంవత్సరాల సవరింపబడిన బడ్జెటును కమీషనర్ సమర్పించారు. ఈబడ్జెట్‌లో రోడ్లకు తారువెయ్యటం, ఫీడులలో విద్యుద్దీపాలను పరిసర ప్రాంతాలకు ఎక్కువ చెయ్యడం, రహదార్ల మధ్య ట్రాఫిక్ ఐలెండ్సు నిర్మించడం ముఖ్యమైన అంశాలు. మహాత్మాగాంధి, పొలారి విగ్రహాన్ని తాండ్రు పాపయ్య చావిడిముందు ఏర్పాటు చేయుటకు, పట్టణం మధ్యలో పొట్టి శ్రీరాములు విగ్రహం స్థాపించుటకుకూడా బడ్జెటులో కేటాయించారు.

పారిశుధ్యసిబ్బందిని ఎక్కువ చెయ్యడం, మంచినీటి బావుల ఏర్పాటు, శ్మశానవాటికలో షెడ్డుల నిర్మాణం, వీటని చల్లు గొట్టాల ఏర్పాట్లుకూడా బడ్జెటులో ఏర్పాటుచేశారు.

కార్మికుల సౌకర్యం కొరకు ఒక విద్యుత్ సైరన్ ఏర్పాటుచేయుటకు కూడా నిర్ణయించారు.

మోపిదేవి అయోధ్య యేటికట్ట

అవనిగడ్డ, ఫిబ్రవరి 1:— మోపిదేవిమండి అయోధ్యవరకు కొత్తయేటికట్టను వెంటనే కొంక్రను చేయవలసిందిగా మొన్నను కోసూరివారిపాలెంలో జరిగిన మోపిదేవి మండల ప్రాంతీయ మహాజనసభ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

సభకు శ్రీ కంఠంనేని రాధాకృష్ణయ్య అధ్యక్షత వహించారు. మోపిదేవి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కోసూరు శ్రీనివాసరావుగారు స్వాగతము చెప్పుతూ వరదల వలన ప్రతి సంవత్సరము ప్రజలు పడుచున్న బాధలను వివరించారు.

మహాసభను ప్రారంభించుచూ పార్లమెంటు సభ్యులు శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు యిలా అన్నారు: "నాగాయతిప్ప, పోచుకోళ్ళలంక, మొరకనవల్లి లంక, మోపిదేవిలంక, కోసూరివారిపాలెం, చిరువోల్లంక గ్రామాలు ప్రతిసంవత్సరం వరదలవలన దెబ్బతింటున్నవి. వరద నీరు ఇండ్లలోనికి ప్రవేసిస్తున్నాయి. మెట్ట పైరుల బాగా పండక చిన్న చిన్న రైతులు నష్టపడుచున్నారు. వరద నిరోధించుటను మెట్టపొంతములనుమాగాణిగా మార్చుటకును మోపిదేవివార్పు నుండి అయోధ్యవరకు కొత్తయేటికట్టను నిర్మాణంచేయాలని లోగడనే విజ్ఞప్తి చేసియున్నాము. ఇంజనీర్లు పరిశీలన చేశారు. కట్ట వేయుటకు 8 లక్షలు, సీటి సప్లయి నిమిత్తం యిరిగేషన్‌కాల్వలు త్రవ్వుటకు 3 లక్షల యెస్టిమేట్లు వేయించి పంపినారు. వెంటనే ప్రభుత్వమువారు పరిశీలించి కొంక్రను చేయవలసిందిగా కోరారు.

సభానంతరం ప్రకాష్‌దళం వారిచే బుర్రకథ చెప్పబడినది.

అన్నిరంగాలలో పెరిగిన అసంతృప్తి

శ్రీ తెన్నేటి విశ్వనాథం వివరణ

(మన విలేఖరి)

కాకినాడ, ఫిబ్రవరి 11:— "నేటి రాజ్య వ్యవస్థలో ప్రతిచోట అసంతృప్తి పెచ్చు పెరిగింది. ఆధార్యాల పేరు చెప్పి ఎక్కువ ఖర్చు జరుగుతున్నదని కొందరు పెద్ద ఉద్యోగుల అసంతృప్తి, జీతాలు చాలవని చిన్న ఉద్యోగుల అసంతృప్తి, విపరీత మైన ధరలవల్ల మధ్యతరగతి వారిలో అసంతృప్తి, విద్యా విధానంలో ఉపాధ్యాయుల స్థాయి చితం, ఉక్కువ ప్రమాణంలో ఉండేవ్యవస్థ తయారైంది. నేడు నైతిక ప్రమాణం తగ్గి అవినీతి అసంతృప్తి పెచ్చుపెరిగినవి. రాజకీయపార్టీలవల్ల అధికారవ్యామోహం,పక్షపాతబుద్ధి తాండవిస్తున్నది. స్వాతంత్ర్యం తర్వాతనైనా పాత పద్ధతులే నడుస్తున్నవి. నైతిక లక్ష్యంతో బహుముఖ త్యాగంతో ఆర్జించిన స్వాతంత్ర్య సాధన విధిలం కాకుండా మనం చూచుకోవాలి. రాజకీయంగా ఎవరిద్వారా అవినీతి పెరిగినదో వారికే తిరిగి రాజ్య వ్యవస్థ అప్పచెప్పుట ఆలోచించవలసిన విషయం" అని ఆదివారంసాయంకాలం స్థానిక సాంబమూర్తి పార్కులో స్థానిక ప్రజాపార్టీ పెద్దలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజాపార్టీ నాయకులు శ్రీ తెన్నేటి విశ్వనాథం అన్నారు. వారు తమ ఉపన్యాసంలో ఇంకా యిలా అన్నారు. "పూర్వం వలె మనకు రాజులు లేరు. మనది ప్రజా రాజ్యం. రాజకీయంలో ఆధ్యాత్మిక చింత కూడా అవసరం. నీతి నిజాయితీలతో ధర్మంలో ప్రజలకై పాటుబడేపార్టీ ప్రజాపార్టీ. ఆధ్యాత్మిక నీతి, రాజనీతి విడదీయకూడదు. తాత్కాలిక విజయసాధనకు నీతి విసనాడితే రాజ్యం సంఘం చేతం విచ్ఛిన్నమవుతవి. మంచి ఉద్దేశంతో ఏమూల ఏఒక్కరున్నా అన్పందన దేశవ్యాప్తం కాగలదు. ప్రజాపార్టీ చిన్నదైనా ఉత్తమ లక్ష్యాలు గలది. ప్రారంభంలో కాంగ్రెస్‌కూడా చిన్నదే. గోదావరి నాసిక్‌వద్ద చిన్నదిగానే ఉంది. చిన్నదే క్రమంగా పెద్దది కాగలదు. నేను చేసేది విమర్శ కాదు. మనం దృక్పథం మార్చుకుని నూతన సృష్టిచేసుకోవాలి. మమ్మల్ని మింగే పెద్దపార్టీతో మేము పొత్తు అంగీకరించం. నూతన మంత్రి వర్గంలో చేరాలకు ఆశించం. ఒకరిప్పేదాన్ని ఆశించం. స్వంతంగా సంపాదించుటకు కృషి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 20 జిల్లాలలో అభ్యర్థులను నిలబెడతాం. ఒక నెలలో ఎన్నిక పణాళిక అందజేస్తాం. ప్రజాపార్టీకి సహాయం చేసి వృద్ధిచేసి మీరంతా సహకరించి సానుభూతి చూపాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రారంభంలో శ్రీ ఎల్లేపెద్ది కృష్ణారావు స్వాగతం చెప్పిరి. ఈ సభలో శ్రీయుతులు మంచిభొట్ల నరసింహమూర్తి, పప్పూరి రామాచారి, అవంచ సోమసుందరం, డా.వి. బి. నాగేశ్వరరావు, ప్రభృతులు కాంగ్రెసును విమర్శిస్తూ ప్రజాపార్టీని బల పరచాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ పైడా వెంకట నారాయణగారు వందన సమర్పణ చేశారు. ఉదయం శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు జండా ప్రతిష్ఠాపన చేశారు. ఆ న ంత ర ం కా ర్య వ ర్గ సమావేశం జరిగింది. వివిధ ప్రదేశాల ప్రతినిధులు పాల్గొనిరి. మధ్యాహ్నం జరిగిన మహాజన సభలో కొన్ని తీర్మానాలు చేయుబడినవి.

బందరు మున్సిపాలిటీ 1961-62 బడ్జెట్

(మన విలేఖరి)

బందరు, ఫిబ్రవరి 8:— బందరుమున్సిపాలిటీ తాలూకు 1960—61 రివైజుడు బడ్జెటు, 1961—62 బడ్జెటు ఎస్టిమేట్లు (మున్సిపలు కమీషనరు శ్రీ ఎస్. ఎం. మూర్తుజా రూపొందించిన వాటిని) కౌన్సిలు బడ్జెటు ఉపసంఘంవారు పరిశీలించి, అచ్చటచ్చట స్వల్పమార్పులు చేశారు. ఆమార్పులతోకూడిన బడ్జెటు గతనెల 28 వ తేదీన కౌన్సిలు సమావేశంలో చర్చకు వచ్చింది. శ్రీ కాకర్లమూడి సత్యనారాయణ, శ్రీ విన్నకోట ధర్మారావు, శ్రీ వడ్డె రంగారావు, శ్రీ వాయ్ను నాగేశ్వరరావు, శ్రీ నిమ్మగడ్డ గురుమూర్తి ప్రభృతులు మాట్లాడిన అనంతరం బడ్జెటు ఏకగ్రీవంగా ఆమోదింపబడింది.

ఇందలి ముఖ్యాంశాలు

ఇందలి ముఖ్యాంశము : పూరిలో ఎలక్ట్రిసిటీ ఉన్నా, కొన్ని ప్రాంతాలకు యింకా పొడిగింపబడలేదు. చమురుదీపాలు స్వయంపోషకం కావడానికిగాను అస్తవ్యస్తలో అర్థశాతంయిప్పుడు కొత్తగా దీపపువన్ను విధిస్తున్నారు. అది రు. 10,610—లు రాబడి తెస్తునని అంచనా. పూరిలో క్రొత్తగా లారీస్టాండు స్థాపిస్తున్నారు దాని రాబడి రు. 5,000.

1961—62 లో ముఖ్యరాబడులు,అంచనా: ఆస్తిపన్ను రు. 9,71,320, విద్యాపన్ను రు. 1,78,160,ప్రత్యేకసాధనాలు రు.1,01,100, నీటిసరఫరా రు. 2,12,740, .

ఖర్చులలో ముఖ్యాంశాలు : రోడ్ల పోషణ : రు. 70,000, సిమెంటు రోడ్లు 40,000, మెటల్‌రోడ్లు 25,000, తారురోడ్లు క్రొత్తవి, 45,000,మట్టిరోడ్లు, 7,000, ఉన్నత పాఠశాలకుస్థలం 10,000, ఆఫీసు భవనం10,000 ఎలిమెంటరీ స్కూలుకు భవనాలు: 25,000, పంపుగొట్టాలు వేయుట, 40,000, పబ్లిక్ టాప్సు, 10,000, మలేరియా 30 000, చేంబండ్లు, 25,000, వీనిలో కొన్ని కొన్ని పద్దులకు ప్రభుత్వం గ్రాంటులు లభ్యమగుట.

శ్రీరామ మహాక్రతువు సన్నాహాలు

సింహాచలం, ఫిబ్రవరి 9:— సింహాచలం కొండమీద 23—4—1961 తేది నుండి 19—5—61 తేదివరకు 27 రోజులు ఎనిమిదవ శ్రీరామమహాక్రతువు జరుగును. ఇందు ముఖ్యముగ ద్విజులగు విద్యార్థులు ముప్పగు లోకికుల కొరకై ఈ 27 రోజులు గాయత్రీ మహామంత్రజప, హోమ, తర్పణాది పూజ పురశ్చరణ కార్యక్రమము ఏర్పాటుచేయబడినది.

ఇంతవరకు ఉపనయనములు కానివారున్న కోరినచో ఆట్టివారికందరికి ఉచితముగ ఉపనయనములుకూడ చావింపబడునని కార్యనిర్వాహణాధికారి, శ్రీరామమహాక్రతువు కార్యాలయం వారు వ్రాస్తున్నారు.

ప్రవాసాంధ్ర నాటక కళా పరిషత్

తృతీయ నాటకోత్సవాల వివరాలు

ఖరగ్‌పూర్, ఫిబ్రవరి 10:— ప్రవాసాంధ్ర నాటక కళాపరిషత్ తృతీయ నాటకోత్సవాలు "ప్రవాసాంధ్ర ఆర్టిస్టు" ఆధ్వర్యాన ఖరగ్‌పూర్‌లో ఇటీవల అతివైభవంగా జరిగాయి. ఉత్సవాలను ప్రారంభిస్తూ శ్రీ యమ్. వి. రావుగారు 'మూడేళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ పరిషత్తు, ఈ ఏడాది కూడా ఉత్సాహంతో ప్రారంభింపబడటానికి గల కారణం, ఈ రాష్ట్రేతరాంధ్రుల్లో గల కళాకారులూ, నటీనటుల నిర్విరామకృషిఫలితమే' అన్నారు.

ప్రధాన అతిథి, రాష్ట్రేతరాంధ్రనటులు శ్రీ ఆర్. ఏ. చలంగారు మాటాడుతూరాష్ట్రేతరాంధ్రుల్లో కూడా మంచికళాకారులూ, నటీనటులూ వున్నారనీన్నీ, వాళ్ళ నటనా కౌశలం ఆంధ్ర దేశపు నటులకు ఏమాత్రం తీసిపోదనీన్నీ, ఇలా వీళ్లకు చేయూత నివ్వగలిగితే రాష్ట్రేతరంలో కూడా మంచినటులు, నటసమాజాలు ఏర్పడగలవనీన్నీ' అన్నారు.

ఉత్సవాల్లో —కలకత్తా, జంషెడ్‌పూర్, చక్రధరపురం, ఖరగ్‌పూర్ మొదలైన ప్రాంతాలనుంచి 15 సమాజాలు పాల్గొన్నాయి. మూడు దినాలు జరిగిన ఉత్సవాల్లో 8 నాటకాలు, 9నాటికలు ప్రదర్శింపబడ్డాయి.

ఇందు నాటకాల్లో ఉత్తమప్రదర్శన 'నట రాజ కళాసమితి'(ఖరగ్‌పూర్)'వారి "కీర్తిశేషులు" (శ్రీ భమిడిపాటి రాధాకృష్ణగారి రచన)ఉత్తమనటుడు శ్రీ పూర్వారి సత్యనారాయణ (జంషెడ్‌పూర్ 'పరిష్కారం'లో రచయిత కూడా అతనే), ద్వితీయ ఉత్తమనటుడుగా శ్రీ జె. వి. (శ్రీరామమూర్తి) కీర్తిశేషులు)ఉత్తమ ప్రదర్శన ద్వితీయం 'భాస్కర్ ప్రొడక్షన్'వారి 'పంజరం' (ఖరగ్‌పూర్). ఉత్తమ నటి శ్రీమతి శాంతాదేవి (పంజరంలో) ఉత్తమ హాస్యనటుడు శ్రీ సిహెచ్. వి. కె. శ్రీరామమూర్తి(ఖరగ్‌పూర్) 'ఇదేమిటిలో'.

నాటికల్లో ఆపరేటింగ్ కల్చరల్ యూనిట్ ఖరగ్‌పూర్‌వారి 'అంతాఇంతే') రచన శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ) ఉత్తమనటుడు శ్రీ వి. త్రిమూర్తి (ఖరగ్‌పూర్) శ్రీ యన్. ఆర్.నందిగారి 'తిరపతి'లో శతపతిగా) ఉత్తమ హాస్యనటుడుగా శ్రీ జి. మాధవరావు (అంతాఇంతేలో లంబోదరంగా) శ్రీశశిభూషన్ పాత్రో(శ్రీ యన్. ఆర్. నందిగారి 'వానవెలిసింది'లో కామయ్యగా).

ఉత్సవాలను ముగిస్తూ పరిషదధ్యక్షులుడాక్టర్ యస్. యస్.రావుగారు నిర్వాహకుల ఉత్సాహాన్ని కొనియాడారు. న్యాయనిర్ణేతగా వ్యవహరించిన శ్రీ జె. వి. సోమయాజులు (శ్రీకాకుళం) గారు మాటాడుతూ 'సాంఘికనాటకాలస్థాయి దిగజారిపోకుండా వుండేందుకు ఇలాంటి పరిషత్తులు, ఆంధ్రలోనే కాకుండా, రాష్ట్రేతరంలో కూడా జరగడం మంచి పద్ధతి' అన్నారు.

ఈ నాటకోత్సవాలు శ్రీయుతులు శ్రీ పాద శ్రీరామమూర్తి, ఆర్. భాస్కరరావు, వై. వెంకటరావు, జగత్‌పుజారి, భగవాన్‌దాస్ అగర్వాల మొదలైన సభ్యుల సహకారంతో జరిగాయి.

సభలు ప్రధానకార్యదర్శి శ్రీ వి. అప్పారావు గారి వందన సమర్పణతో ముగిసాయి.

హిందీ ప్రచారసభ ప్రమాణ పత్ర వితరణోత్సవం

హైదరాబాదు, ఫిబ్రవరి—6: దక్షిణభారత హిందీ ప్రచార సభ—ఆంధ్ర (హైదరాబాదు)కార్యాలయ ఆవరణలో నగర హిందీ ప్రేమీ మండలి పక్షమున గత ఫిబ్రవరి ఆగస్ట్‌లో జరిగిన హిందీ ప్రారంభిక పరీక్షలలో ఉత్తీర్ణులైన బాలబాలికలకు ప్రమాణపత్ర వితరణోత్సవం జరిగింది. ఈ సభకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంధ్ర సభాధ్యక్షులు ఖండవల్లి లక్ష్మీరంజనం అధ్యక్షత వహించిరి. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండా వెంకట రంగారెడ్డి ప్రమాణ పత్రములను పంచి యిచ్చిరి.

హిందీ ప్రచార సభ కార్య దర్శి శ్రీ చిట్టూరి లక్ష్మీ నారాయణశర్మ గారు స్వాగతవచనము పలికిరి. శ్రీలక్ష్మీ రంజనము సభను ప్రారంభించారు శ్రీ వెంకటరంగారెడ్డి సుమారు రెండువందల విద్యార్థులకు యోగ్యతా పత్రములను, సత్ప్రథమ, ద్వితీయ, తృతీయులుగా వచ్చిన వారికి గ్రంథములను బహూకరించిరి.

గ్రంథములను బహూకరించినారు. ఇప్పుడు హిందీ యావద్భారత భాష్‌అయినది. కనుక దానిని అందరూ తప్పక నేర్చు కొనవలయునని ఉద్బోధించిరి.

ఈ సందర్భంలో శ్రీ రాజగోపాల కృష్ణయ్యగారి అన్న గారు శ్రీ వెంకటరామయ్య గారు తెలంగాణ ప్రాంతమున ఆంధ్రోద్యమములోను, ఆంధ్ర మహా సభల ద్వారాను ఆంధ్ర ప్రజలకు చేసిన సేవను ప్రశంసించుచు వారి తమ్ముడగు రాజగోపాలకృష్ణయ్య గారు ఆంధ్రల్ని చేసిన సేవ హిందీ ప్రచార కృషిని సంతోషమును ప్రకటించిరి. మద్రాసులో వారి ప్రయత్నము ఇంకను ప్రయత్నము ఇంకను ఎక్కువగా ఫలించగలదని ఆశించారు.

శ్రీ గిడుగు సీతాపతి మాట్లాడుతూ ప్రతి ఆంధ్రుడు ఆంధ్రముకాక హిందీనికూడ తప్పక నేర్చు కొనవలయుననిన్నారు. మన సంస్కృతి అంతయు సంస్కృత భాషలోనే ఉన్నది కనుక దానిని కటుడా యత్నించవలయునన్నారు. తరువాత శ్రీ రాజగోపాలకృష్ణయ్యగారి సేవలను ప్రశంసించారు. హిందీ ప్రచార సభ కార్య దర్శి శ్రీ బాలచంద్రశాస్త్రి గోపాల కృష్ణయ్యగారితో తమకు గత ముప్పది సంవత్సరములనుండి గల పరిచయమును వారి సేవను ప్రశంసించారు.

హిందీ ప్రేమీ మండలి పక్షమున శ్రీ రాజగోపాల కృష్ణయ్యగారికి సన్మానపత్రముతోపాటు కాశ్మీరు శాలువ బహూకరించబడినది. శ్రీ రాజగోపాల కృష్ణయ్య తమకు జరిగిన ఈ సన్మానానికి కృతజ్ఞతా వందనములును దెలిపిరి.

మండలి కార్య దర్శి శ్రీ చవాకుల నరసింహమూర్తి వందనములతో కార్య క్రమం ముగిసినది.

కాకినాడలో కుష్ఠు నిరోధకవారం

కాకినాడ, ఫిబ్రవరి 10:— కాకినాడలో స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో శనివారంనాడు కుష్ఠునిరోధకవారం జరిగింది. డాక్టరు వల్లభరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ ఎస్. అమ్మన్నపంతులు ఈ వ్యాధి నిరోధక పద్ధతులను తెలియజేశారు. మున్సిపల్ కమీషనర్ శ్రీ సి.వి. సుబ్బయ్యచౌదరి అభివందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పొగాకు వ్యవసాయదారుల తరఫున ఇటీవల ఉత్తర గుజరాత్‌లో పర్యటించివచ్చిన ఆంధ్ర రైతుప్రతినిధులు. పొగాకు విస్తరణ సహాయాధికారి శ్రీ పి. రామనాథరావు, శ్రీయుతులు మల్లెల పద్మనాభరావు, ఎమ్. అంకయ్యనాయుడు, చక్రారెడ్డి, రామారావు, వెంకటరత్నం గారలు ఉన్నారు.

వైద్య విద్యాభివృద్ధిని ప్రవీణులకే వదలండి

ఇతరులు జోక్యం కలిగించుకోరాదని డాక్టర్ పి. కుటుంబయ్య ప్రబోధం

(మనవిలేఖరి) విశాఖపట్నం, ఫిబ్రవరి 10:— వైద్య విద్యను అభివృద్ధిచేసే విషయాన్ని ఆ రంగంలో ప్రవీణులకు వదలివేయాలనీ, వైద్యులుకానివారు దీంట్లో జోక్యం కలుగజేసుకోవద్దనీ వెల్లూరు క్రిష్టియన్ వైద్యకళాశాల. ఆసుపత్రి గౌరవ సలహాదారు, డాక్టర్ పి. కుటుంబయ్య ఇక్కడ తెలియజేశారు.

తన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఉపన్యాసాలకు డాక్టర్ కుటుంబయ్య ప్రారంభోత్సవం జరిపారు. తెలిసీ తెలియని డాక్టర్లను దేశంమీదికి పంపడమంత నేరం మరొకటి ఉండబోదన్నారు. ఎక్కువ కళాశాలలను, సరైన పరికరాలు, తగిన అధ్యాపకులు లేకుండా ప్రారంభించడంతో సహజంగా తెలిసీతెలియని డాక్టర్లు తయారవుతారని డాక్టర్ కుటుంబయ్య హెచ్చరించారు.

సరైన ఆహారం తీసుకునేటట్లు చూచి, జనులు రోగంరాకుండా చేసి, ప్రజారోగ్యాన్ని పెంపొందించాలనీ, రోగాన్ని కుదర్చడం వల్లనే ప్రజారోగ్యాన్ని అభివృద్ధి చేస్తామని భావించకూడదనీ డాక్టర్ కుటుంబయ్య వివరించారు.

జనాభా నిష్పత్తిలో ఎక్కువ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని ఆందోళన పడకూడదన్నారు. ప్రజారోగ్య సమస్యలను శ్రద్ధతో పరిష్కరించాలన్నారు.

పరిశోధన కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రోత్సహించాలనీ, సమర్థులైన వారిని నియమించి పరిశోధన కేంద్రాలు నెలకొల్పాలనీ, శరీర శాస్త్రానికీ ఆరోగ్యానికీ పరస్పర సంబంధముండదనీ, ఈవిషయాన్ని విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనీ డాక్టర్‌కుటుంబయ్య వివరించారు.

ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వరసింహారావు, స్వాగతం చెప్పారు.

వర్జీనియా పొగాకు నిల్వలు

మంగళగిరి ప్రాంతంలో విక్రయ సౌకర్యాలు లేనిస్థితి

మంగళగిరి, ఫిబ్రవరి 9:— మంగళగిరి పరిసరాలలో సుమారు అయిదు వేల యకరాలలో వర్జీనియా పొగాకు రైతులు పండిస్తున్నారు. యీ పొగాకు విలువ సుమారు రు. 2 లేక 3 కోట్ల రూపాయలు వుంటుంది. చాలావరకు రైతులుపొగాకు సిద్ధంచేసియున్నారు. ఇచ్చట వున్న పొగాకు కంపెనీలవారు ఇంకా కంపెనీలను తెరిచి పొగాకు కొనుట ప్రారంభించియుండలేదు. ఈ పరిస్థితివల్ల రైతులకు చాలా నష్టం సంభవించుచున్నదని ఆందోళన జెందుతున్నారు. ప్రభుత్వం వారు పొగాకు కంపెనీలద్వారాగానీ, స్టేట్ ట్రేడింగ్ సంస్థ ద్వారాగాని పొగాకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

నాటక ప్రదర్శనాలు

తణుకు, ఫిబ్రవరి 9:— తణుకు మెడికల్ అసోసియేషనువారి ఆఫీసు బిల్డింగ్, బ్లడ్ బాంకుల నిర్మాణ సహాయార్థం చిట్టూరి మారుతీ హాలులో పెనుగొండ ఫ్రెండ్స్ యూనియన్ డ్రమెటిక్ అసోసియేషన్‌వారు భమిడిపాటి రాధాకృష్ణగారిచే రచింపబడిన "యిదేమిటి" అను నాటకమును, తేతలి రాజరాజేశ్వరి నాట్యమండలివారి "అంతాయింతే" అనునాటికలను ప్రదర్శించిరి. సుమారు రూ. 3,000—లు విరాళములు వసూలుచేసిరి. చిట్టూరి సుబ్బారావుచౌదరిగారు తణుకు వైద్యబృంద కార్యదర్శి జి. సోమరాజుగార్లు నాటకములు ప్రదర్శించిన సమాజముల నటనాకౌశలమును మెచ్చుకొంటూ యితోధిక ప్రజాసేవ చేయుటకు వైద్యబృందమునకు గావించిన సహాయమును కొనియాడిరి. అందు యాక్టర్లుగా డాక్టరు తేతలి నరశింహారావు , జి. రాజారావు, టి. యస్. యన్. రెడ్డి, పి. యస్. యన్. రెడ్డి, యమ్. సోమరాజు, పి. డి. సత్యనారాయణ, కుమారి లక్ష్మిగార్లు ప్రదర్శించిరి. డైరెక్టరుగా చినటం సుబ్బారావుగారు నిర్వహించిరి.

బెంగాల్ జూట్ పనివారల సమస్యలు

ఆంధ్రలో సమ్మె అవసరంలేదని శ్రీ వేదుల ప్రకటన

విజయవాడ, ఫిబ్రవరి 9 :— బెంగాల్‌లోని జనపనార మిల్లుల పనివారల సంఘాలవారు పనిగంటలను 48 నుంచి 42½ కు తగ్గించి నందుకు, ఇప్పుడున్న పనివారలలో 5 శాతం పనివారి ఉద్యోగాలు నుంచి తొలగిస్తున్నందుకు నిరసనగా ఫిబ్రవరి13న లాంఛనప్రాయంగా సమ్మె చేయాలని నిశ్చయించారు. ఈ సమస్యపై ఆంధ్ర జాతీయ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ వేదుల జగన్నాథరావు ఒక ప్రకటన చేస్తూ ఆంధ్రలోని జనపనార మిల్లు కార్మికులకు బెంగాల్‌లోని జనపనారమిల్లు కార్మికుల సమస్యలపైన సానుభూతి వుంది. వారికష్టాలను సమానంగాపంచుకోవడానికి సిద్ధం. కేంద్రప్రభుత్వం భారత జనపనారమిల్లు యజమానులకు పనివేళలు తగ్గించుకోవడానికి అనుమతించేముందు పనివారిసంఘాలకి కొంత అవకాశం ఇవ్వవలసింది. ఇప్పటికీ మించినదిలేదు. ఈపరిస్థితిని ఒకత్రైపాక్షిక సమావేశం ద్వారా పరిశీలించి పరిష్కరించుకోవచ్చును. యూనియన్ త్రైపక్ష సమావేశం కోరడం సమంజసం.

ఆంధ్రలో ముడినార ఎక్కువగావుంది. మిల్లులు ఆంధ్రలో పండే జనుం పంటలో 50 శాతాన్ని మాత్రం వినియోగించు కుంటున్నయి. గనుక ఇక్కడ పనివేళలను తగ్గించేందుకు గాని, పనివారిని తగ్గించేందుకు గాని అవకాశంలేదు. గనుక ఫిబ్రవరి 13 న ఆంధ్రలో సమ్మె చేయవలసిన అవసరం లేదు.

ఆంధ్రలోని కార్మికులు బెంగాల్ కార్మికుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాలు చేయవలసిందిగా కోరుతున్నాను.

మంత్రికి సున్నంపాడు ప్రజల విజ్ఞప్తి

సున్నంపాడు, ఫిబ్రవరి 9:— సత్యనారాయణసాగర్ శంకుస్థాపనకు పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు మొన్నవచ్చినప్పుడు కొండపల్లి మండల కాంగ్రెసు కమిటీ సభ్యులు శ్రీ వై. వి. ఎస్. ఎన్. వి. ప్రసాదరావు, గ్రామకాంగ్రెసు సేవాసమితి అధ్యక్షులు శ్రీ యర్రబోలు లక్ష్మీనరసింహం, శ్రీ దేశోద్ధారక యువజన గ్రంథాలయ వ్యవస్థాపకులు శ్రీ వై. వెంకటేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. ఇందులో పులివాగు కుడికాలువ అభివృద్ధి ఆవశ్యకతను గురించీ, స్వంత చెరువులకు నీటితీరువ సమస్యగురించీ విజ్ఞప్తిచేశారు. చెర్వుకట్ట ఇబ్బందిని గురించి మరి ఒక విజ్ఞప్తిని అందజేయుడం జరిగింది.

కాకినాడలో క్షయ నిరోధక వారం

(మ న వి లే ఖ రి)

కాకినాడ, ఫిబ్రవరి 9:— ఇక్కడ క్షయవ్యాధి నిరోధకవారం ఫిబ్రవరి 5 నుంచి పురపాలకసంఘం కార్యాలయంలో జరిగినది. ఈ సందర్భంలో ఒక ప్రదర్శన ఏర్పాటుచేశారు. శ్రీ సి. వివేకానందమూర్తి అధ్యక్షతన సభ జరిగింది. డాక్టర్ ఎం. వల్లభరావు, డాక్టర్ డి. సుందరశివరావు, డాక్టరు అబ్దుల్ గనీ, డాక్టరు కె. గోపాలకృష్ణయ్యగుప్త గార్లు ప్రసంగించారు. డాక్టరు పి. ఎస్. రావు అభినందనలు తెలిపారు. ఫిలిం ప్రదర్శన జరిగింది.

నర్సాపురంలో లేసు పరిశ్రమ

అభివృద్ధి అవకాశాల పరిశీలనకు అధికార్ల రాక

(మ న వి లే ఖ రి)

నర్సాపురం, ఫిబ్రవరి 11:— అఖిలభారత చేతి పరిశ్రమల బోర్డు రిసెర్చి ఆఫీసరు శ్రీ ఎస్. జింగ్‌సింగ్ నర్సాపురంలోని అల్లిక లేసు పరిశ్రమను సర్వేచేసి, ఎగుమతిదారులకుగల అవసరాలను పరిశీలించడానికి ఇక్కడకు వచ్చారు. ఆయన వెంట జూనియర్ ఫీల్డు ఆఫీసరు శ్రీ ఎం. ఎస్. రెడ్డి, ఇన్‌వెస్టిగేటర్లు వి. ఆర్. దేవనాథన్, ఎస్. రామచంద్రన్, పరిశ్రమల శాఖ అసిస్టెంటు డైరెక్టరు శ్రీ షా జహాన్‌గార్లు కూడా వచ్చారు. రాష్ట్రచేతి పనుల సలహాబోర్డు సభ్యుడు శ్రీ ఎ. వెంకటనాయుడు, (అఖిలభారత అల్లిక లేసు ఎగుమతిదార్ల సంఘాధ్యక్షులు) వారికి స్వాగతం చెప్పి ఎగుమతిదార్ల సమావేశంలో వారికిగల ఇబ్బందులను వివరించారు. నాణ్యతను, క్రొత్త పద్ధతులను, డిజైన్లను ప్రవేశపెట్టాలని కళాకారులకు వేతనాలు పెంచడం మార్కెటింగ్ పద్ధతులను గురించి చర్చలు జరిపారు. ఈ పరిశ్రమాభివృద్ధికి తోడ్పడగలమని అధికార్లు అన్నారు. శ్రీ వెంకటనాయుడు తన ప్రసంగంలో ఈ లేసును ఎగుమతి చేయబడే దేశాలు అక్కడ జరగవలసిన ప్రచార ఆవశ్యకతను వివరించారు. ఈ పరిశ్రమ మనకు విదేశీ మారకమును ఆర్జించి పెట్టడే గాక యాభైవేలమంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్నది. అధికార్లు లేసు అభివృద్ధి కార్యాలయంలో విందు ఆరగించారు.

నిజాం ధర్మనిధి

వాకఫ్ బోర్డుచే రిజిష్టరు

హైదరాబాద్, ఫిబ్రవరి 9 :— నిజాం మత్తైక, ధర్మనిధిని (ట్రస్టు) హైదరాబాద్ వాకఫ్‌బోర్డు రిజిష్టరు చేసింది. ఈనిధికి రు. 4 కోట్లు కేటాయించారు. (ప్రస్తుత ఆస్తి రు. 5. 6 కోట్లు) ఇదిగాక మిగతా ఏడునిధుల మొత్తం. రు. 19.5 లక్షలు.

హైదరాబాద్ సంస్థానంలో ప్రజల ఉపయోగార్థం నిజాం లౌకిక పరంగా ఈనిధులను ఏర్పాటుచేశారు. ఈనిధుల నిర్వహణకు నిజాం ట్రస్టీలను నియమించారు. భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి ఒకట్రస్టీ. ప్రిన్స్ ముఖరంజా దీనికి అధ్యక్షుడు.

హైదరాబాద్ ధర్మాదాయాలను క్రమబద్ధం చేసే నిబంధనల ననుసరించి ఈనిధిని రిజిష్టరు చేయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ శాఖ డైరెక్టరు కోరారు. నిబంధనలు ఈనిధికి వర్తించవని ట్రస్టీలు వాదించారు. అంతట డైరెక్టరు చర్యతీసుకున్నారు. నిధి కార్యాలయానికి సీలువేశారు. ప్రభుత్వ ఆడిటర్లను ఈనిధి ఖాతాలకు లెఖలను తనిఖీచేయడానికి నియమించారు. అప్పుడు రాష్ట్రప్రభుత్వం కలగజేసుకుంది. కార్యాలయానికి సీలు తీసివేయించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ట్రస్టీలు రక్షణకు ప్రయత్నించి విఫలు అయారు. అయితే సుప్రీంకోర్టు నుండి శాశ్వత "స్టే" ఉత్తర్వు తెచ్చుకోగలిగారు. కేంద్రప్రభుత్వ ఆడిటర్ జనరల్ నియమించిన స్వతంత్ర ఆడిటర్‌తో లెఖలు తనఖీ చేయించుకోవాలనే షరతుపైన "స్టే" ఉత్తర్వును సుప్రీంకోర్టు జారీచేసింది. అదేవిధంగా ఆడిటర్ నియమింపబడ్డాడు. లెఖలు తనఖీచేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు దాఖలు చేశాడు.

1954 ముస్లిం వాకఫ్ చట్టప్రకారం ఈనిధిని రిజిష్టరు చేయించుకోడానికి గతనాలుగు సంవత్సరాలనుంచి ముస్లిం వాకఫ్‌బోర్డు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపింది.

చట్టప్రకారం దీనిని రిజిష్టరు చేశామని వాకఫ్‌బోర్డు గెజిట్‌లో ప్రకటించింది.

నాలుగుకోట్ల రూపాయల ధర్మనిధి లౌకిక పరంగా ఏర్పాటు చేశానని నిజాం స్పష్టపరచినా ఇప్పుడు వాకఫ్ చట్టప్రకారం ఇస్లాం మతం ఆమోదించిన సంస్థలకే దీని వలన లాభం కలుగుతుంది.

యానాం పాఠశాల క్రొత్తభవనాలు

పుదుచ్చేరి కౌన్సిలర్ చే ప్రారంభం

(మన విలేఖరి)

కాకినాడ, ఫిబ్రవరి 10:— యానాం కేంద్ర పాఠశాల నూతన భవనాలకు పుదుచ్చేరి విద్యా విషయాల కౌన్సిలర్ శ్రీ సి. ఇ. భరతన్ సోమవారంనాడు ప్రారంభోత్సవము చేశారు. ఈ పాఠశాల 1860 లో ప్రారంభించబడింది. ఫ్రెంచిపద్ధతిని బోధన జరిగేది. కాని ఇప్పుడు ఆంధ్ర ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షకు, పుదుచ్చేరి ప్రైవేట్ సర్టిఫికేటు పరీక్షకు విద్యార్థులను తర్ఫీదు చేస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి 92 వేల రూపాయలు ఖర్చు అయింది.

శ్రీ భరతన్ తన ప్రసంగంలో యానాం మేయరు శ్రీ కామిచెట్టిని అభినందించారు. బాలికలను ఉన్నతతరగతులకు పంపగోరితే ఒక ప్రత్యేక బాలికోన్నత పాఠశాలను ప్రారంభించవచ్చునన్నారు.

ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఎం. నజీర్ హుస్సేన్ నివేదిక సమర్పిస్తూ ఈపాఠశాలనుంచి ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షకు వెళ్ళిన రెండవ దళంలో నూటికి 86మంది ఉత్తీర్ణులైనారని చెప్పారు.

అడ్మినిస్ట్రేటరు శ్రీ ఎస్. రామలింగం, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టరు శ్రీ ఎ. డేవిడ్, సమాచార శాఖాధికారి శ్రీ ఎం. సుందర రాజన్, విద్యార్థి పోషకుల సంఘం అధ్యక్షుడు శ్రీ బసవ సుబ్బారాయుడు ప్రభృతులు ప్రసంగించారు.

సాయంత్రం విద్యార్థులు వినోద ప్రదర్శనలు జరిపారు.

పిఠాపురం, ఫిబ్రవరి 11:— పిఠాపురం బ్లాకు ఆధ్వర్యాన ఫిబ్రవరి 13 మహాశివరాత్రి మహోత్సవ సందర్భమున పిఠాపురంలో మేళా పుత్పవాలు వ్యవసాయ, పశు, కుటీర పరిశ్రమల ప్రదర్శనలు జరుపుతాయి. ఉత్తమ ప్రదర్శనాలకు బహుమతులు యిస్తారు. సమితి ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల శ్రీరాములు తాలూకా ప్రజలను ఈ ప్రదర్శనాలలో పాల్గొనాలని కోరుతున్నారు.

పూవు మీ అదృష్టం చెప్పగలదు

భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదిన్నీ, మీ వరిస్థితి వర్తమానము గురించిన్నీ మీవు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డు పైన మీకు ఇష్టమగు ఒక పుష్పము పేరున్నూ, మీవు వ్రాయు తేదీ, వేళ వివరములున్నూ, మీ వరిస్థితి విధానమేమియున్నూ వెంటనే వ్రాసి పంపుము.

జ్యోతిష శాస్త్రములోని రహస్య గణితము మూలముగా మేము గణించి మీవు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలోని మీ యొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, మీ వ్యవహారములో మీకు జయము కలుగునో, మీ ఉద్యోగ విషయంలో మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థయాత్రలు, వివాహము, స్త్రీసుఖము, సంతానము, విధి విక్షేపములు, లాటరీ, ఆకస్మిక ద్రవ్య లాభము మొదలగువానిని గురించి స్పష్టంగా మాసవారీగా వ్రాసి రు. 1—25 లకు వ్యాపారము వి. పి. గా పంపగలము. వి. పి. చార్జీలు ప్రత్యేకం. దుష్ట గ్రహము లేమయినా వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపగలము. వివరములు పూర్తి పైన పంపబడును. మేము పంపిన భోగట్టా మీకు తృప్తిగా నుండనిచో మీకు పైకం వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించివిడూడు. మీ అడ్రసు ఇంగ్లీషులో వ్రాయండి.

Pt. Dev Dutt Shastri, Raj Jyotishi (AV-3) Jullundur City

ప్రకటన

ఆంధ్రప్రదేశ్ - సమాజాభివృద్ధి కార్యక్రమం - ముఖ్య సేవికల నియామకం - దరఖాస్తులకు పిలుపు

దిగువ ఉదహరించిన ప్రాంతాల ప్రకారం 90 తాత్కాలిక ముఖ్య సేవికల పదవులకు అభ్యర్థుల నుండి 1961 మార్చి 25 వరకు దరఖాస్తులు కోరబడుతున్నాయి

ప్రాంతం పేరు.	వివిధ తెగలకు కేటాయించిన పదవుల సంఖ్య: బహిరంగపోటీ	వెనుకబడిన తరగతులు	షెడ్యూల్డు కులాలు, తెగలు	మొత్తం
కోస్తా ప్రాంతం:— శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు.	14	11	5	30
మధ్యతీర ప్రాంతం:—నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు.	9	8	3	20
తెలంగాణా ప్రాంతం:— హైదరాబాదు, మెదక్, మహబూబునగరం, నల్గొండ, నిజామాబాదు, ఖమ్మం, వరంగల్లు, కరీంనగరం, ఆదిలాబాదు జిల్లాలు.	18	16	6	40

తెలంగాణా జిల్లాలలోని బ్లాకులలో ముఖ్య సేవికల పదవులకు 15 సంవత్సరాలకు తక్కువ గాకుండా తెలంగాణా జిల్లాలలో నివసించినవారు మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవాలి.

సూచన:—షెడ్యూల్డు కులాలు, తెగలు లేక వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు తగినంతమంది దొరియెడల ఆ ఖాళీలు ఇతరులను ఎన్నుకోవటంద్వారా భర్తీచేయబడును. పై కులాలకు చెందినవారు యోగ్యత అధిక్యతనుబట్టి బహిరంగ పోటీద్వారా నియామకానికి కూడా అర్హులే. అంతమాత్రంచేత వారికి కేటాయించిన పదవుల సంఖ్య ఏమాత్రం మారబోదు.

యోగ్యతలు:— అభ్యర్థినులు క్రింద పేర్కొన్న యోగ్యతలు కలిగివుండాలి.

పరిగణింపబడిన విశ్వవిద్యాలయ పట్టభద్రులైగాని లేక ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులైగాని వుండి, సాంఘిక సేవలో కనీసం మూడేండ్ల అనుభవం వుండాలి. తెలంగాణా ప్రాంతంలో మూడేండ్లు సాంఘిక సేవానుభవం వున్న మెట్రిక్యులేట్లు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే గ్రాడ్యుయేట్లు, ఇంటర్‌లో ఉత్తీర్ణులయినవారు తగినంతమంది లేనపుడే మెట్రిక్యులేట్లు విషయం పరిశీలించబడుతుంది.

శిక్షణ పొందిన మునిసిపల్, జిల్లా పరిషత్తు లేక గుర్తింపబడిన ఎయిడెడ్ పాఠశాలల్లో కనీసం మూడు సంవత్సరాల నుంచి సెకండరీగ్రేడు ఉపాధ్యాయినులుగా పనిచేస్తూ, సాంఘిక సేవపట్ల అభిమాన గలవారు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

వయస్సు:— 1961 జూలై 1 తేదికి 21 సంవత్సరాలు నిండి, 35 సంవత్సరాలకు మించకుండా వుండాలి.

జీతం:— రు. 100—5—140—7½—200, మామూలు భత్యాలు అదనం.

దరఖాస్తులు సంపూర్ణంగాను, సక్రమంగానుఉన్న అభ్యర్థినులను సెలెక్షన్ కమిటీ ముందు ఇంటర్వ్యూ నిమిత్తమై పిలుస్తారు. ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడ జరిగేదీ తరువాత ప్రకటించబడగలదు. ఇంటర్వ్యూకు స్వంత ఖర్చులతో హాజరకావలసి వుంటుంది.

ఎన్నికయిన అభ్యర్థినులు 10½ నెలపాటు ప్రత్యేకశిక్షణ పొందవలసి వుంది. ఈ కాలంలో నెలకు రు. 100 ల చొప్పున స్టయిపెండు ఇస్తారు. శిక్షణ ముగిసిన తరువాత కనీసం మూడు సంవత్సరాలైనా ప్రభుత్వసర్వీసులో పనిచేస్తానని అభ్యర్థినులు ముందుగానే ఒక హామీ వ్రాసి యివ్వటానికి తయారవ్వాలికూడా.

దిగువ పేర్కొన్న వివరాలను సవివరంగా తెలియచేస్తూ దరఖాస్తులు అభ్యర్థినుల స్వదస్తూరితో నింపాలి:

1. పూర్తిపేరు:
2. తండ్రి పేరు:
3. ప్రస్తుత చిరునామా:
4. శాశ్వత చిరునామా:
5. పుట్టిన తేది, స్థలం (తాసీల్దారు నుంచి పొందిన నేటివిటీ సర్టిఫికెట్ పొందుపరచాలి)
6. అభ్యర్థినియొక్క తెగపేరు (షెడ్యూల్డు కులాలు, తెగలు లేక వెనుకబడిన తరగతులకు చెందితే)
7. సాంఘిక సేవలోని అనుభవంగురించి పూర్తి వివరాలు :
8. క్రిందచూపిన విధంగా 15 వ యేట నుండి చదివిన తరగతి, పేరు, ఎక్కడ ఏ సంవత్సరం చదివినది.

పూర్తి చిరునామాతో పాఠశాల లేక కళాశాల పేరు	ప్రవేశించిన తేది	ముగిసిన తేది	ఉత్తీర్ణమైన పరీక్షలు
(1)	(2)	(3)	(4)

9. గడచిన ఐదు సంవత్సరాలలో యేడాది కంటె పైన గడిపిన స్థలంయొక్క చిరునామా.

వసానా తేది నుండి	వరకు	నివాసస్థలం అంటే—గ్రామం, పోలీసు స్టేషన్, జిల్లా లేక ఇంటి నెంబరు, వీధి, బోస్ట్ గురించిన పూర్తి చిరునామా.

10. ఇంతకు ముందెక్కడైనా ఉద్యోగం చేసినట్లయితే వివరాలు:

చేసిన పదవి పేరు	ఎప్పటినుంచి	ఎంతవరకు	కార్యాలయం, లేక సంస్థ పూర్తి చిరునామా.

"XLVI మిస్‌లేనియస్—యం—మిస్‌లేనియస్"—అనే పద్దు కుదిర్చేలా ప్రభుత్వ ట్రెజరీలో గాని, స్టేట్ బ్యాంకులోగాని రు. 5 లు రుసుంచెల్లించి ఆచలానను దరఖాస్తుతో జతపరచి పంపాలి. షెడ్యూల్డు కులాలు, తెగలు, లేక వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థినులు రుసుము చెల్లించనక్కరలేదు. అయితే వీరు ఆ తెగలకు జెందినట్లు తాసీల్దారు లేక డిప్యూటీ తాసీల్దారు హోదాకు తక్కువ కాని రెవెన్యూ అధికారినుంచి ఒక సర్టిఫికెట్‌ను (ఆఫీసు సీలుతో సహా) పొంది దరఖాస్తుతోపాటు పొందుపరచాలి. దరఖాస్తులు "ప్రభుత్వ సహాయ కార్యదర్శి, ప్రణాళికలు—స్థానిక పరిపాలనా శాఖ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు" అన్న చిరునామాకు పంపాలి.

వయస్సు, విద్యాయోగ్యతలను తెలిపే సర్టిఫికెట్ల నకలు కాపీలను మాత్రమే జతపర్చాలి. తెలంగాణా అభ్యర్థినులు ముల్కీ సర్టిఫికెట్ నకలు పంపాలి.

వి. పి. ఆర్. విఠల్

ప్రభుత్వ ఉప కార్యదర్శి.

నెర్విటాల్

నరముల బలహీనతకున్నూ, రక్త పోటునకున్నూ రామబాణము. అనుభవయుక్తముగా చేయబడినది.

8 ఔ. సీసా 5-75 పోస్టేజి 1-75

ఇండియన్ మెడిసిన్ హౌస్, విజయవాడ-2.

హైదరాబాద్, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, బెజవాడ, గుంటూరు మరియు నెల్లూరు పిలుపు.

మీ వ్యాధులకు కవిరాజ్ పండిత్ **దుర్గాదత్తశర్మ,** వైద్యాచార్యతీని దిగువచోట్ల సంప్రదించండి.

1. బెజవాడ : ప్రతి నెల 13 వ తేదీ (ఉ. 7—30 గం. నుండి మ. 3 గం. వరకు) వెల్కంహోటల్, సుమతి బిల్డింగ్సు, గాంధినగర్, ఫోన్ : 286.
2. గుంటూరు : ప్రతి నెల 13 వ తేదీ (సా. 4 గం. నుండి రా. 7—00 గం. వరకు) ఉడిపి శ్రీకృష్ణ భవన్, స్టేషన్ రోడ్డు, ఫోన్ : 181.
3. నెల్లూరు : ప్రతినెల 14 వ తేదీ (ఉ 7—30 గం.నుండి మ. 10—30గం. వరకు) అజంతా హోటల్, ట్రంక్‌రోడ్డు, ఫోన్ · 100.

వీరు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణం చేస్తారు.

పై షెడ్యూలు గమనించి, ఈ దిగువ జబ్బులకు ఆరితేరిన వీరి సలహా పొందండి.

గుండె జబ్బు, నరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, ఉన్మాదము, అతిమూత్ర వ్యాధి, ఉబ్బసము, హిస్టీరియా, బొల్లి, సైనస్, బోదవ్యాధి, ఫిష్టులా, మూలవ్యాధి, రక్తం విషమెక్కుట తదితర క్లిష్ట వ్యాధులకు.

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City (India). 10.

సంగ్రహ ప్రకటనలు

వేలం నోటీసు

మైలవరం పంచాయతీ.

ది. 22—2—1961 బుధవారము మధ్యాహ్నము 2 గం.నుండి కృష్ణాజిల్లా మైలవరం పంచాయితీ ఆఫీసులో క్రింద సంతకము చేసినవారివల్ల 1961—62 సం.కు, బండ్లు, లారీ స్టాండుల ఫీజులు, కూరగాయల మార్కెటు ఫీజులు, మత్స్య మాంస మార్కెటులో ఫీజులు వసూలు చేసుకొను హక్కున్నూ, పంచాయితీ తాలూకు స్టాల్సు వుపయోగించుకొనుహక్కున్నూ, కైటింగు సామానులు కంపోస్టు ఎరువున్నూ, బహిరంగ వేలం వేయబడును. పాట పాడదలచిన వారు రూ. 25—లు డిపాజిటు చెల్లించవలెను. ఇతర షరతులు ఆఫీసులో తెలుసుకొనేది.

బి. నాగేంద్రం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

నోటీసు

విశాఖపట్టణం జిల్లాజడ్జి కోర్టులో ఒరిజినల్ పిటీషన్ నం. 2 ఆఫ్ 1961

పిటీషనరు : తాటికొండ కామేశ్వరరావు.

లేటు తాటికొండ నరసింహకు రావలసిన బాకీల వసూలు నిమిత్తం సక్సెషన్ సర్టిఫికెటుకు పిటీషనరు పిటీషను దాఖలు చేసినందున, ఈ విషయంలో ఆసక్తిగలవారు 20—2—61 వ తేదీన పైకోర్టులో హాజరై మనవి చేసుకోవచ్చును. లేనియెడల పిటీషను ఎక్సుపార్టీగా పరిష్కరింపబడును.

ఎం. ఆర్. ఆర్. మాధవరావు,
పిటీషనరు తరఫు అడ్వకేటు, విశాఖపట్టణం.

టెండర్లు

కైకలూరు పంచాయతీ సమితి ఆఫీసు, కైకలూరు, కృష్ణాజిల్లా.

ఈ దిగువ కనబరచిన టేకుకర్ర సామాను, బడిగంటలు సమితి పాఠశాలలకు సరఫరా చేయుటకు కైకలూరు పంచాయితీ సమితి బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసరుగారిచే సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. టెండర్లు 20—2—1961 తేదీ మధ్యాహ్నము 3 గంటలవరకు స్వీకరించబడును. ఆదేతేదీన మధ్యాహ్నము గం. 3—30 ని. అందరి సమక్షములో వచ్చిన టెండర్లు, కైకలూరు పంచాయితీ సమితి ఆఫీసులో బి.డి.ఓ. గారిచేత తెరువబడును.

ఏ టెండరునైనను కారణము చెప్పకయే తిరస్కరించుటకుగాని, గరిష్ట టెండరును ఆమోదించుటకుగాని బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరుగారు హక్కు కలిగి యున్నారు.

టెండరును ఆమోదించి, వుత్తరువు ఇచ్చిన ఒక నెలలోపల వలయు వస్తుసామాగ్రిని కైకలూరు పంచాయితీ సమితి ఆఫీసుకు చేర సరఫరా చేయవలయును. ఈ టెండరును పంపగోరువారు, "కైకలూరు పంచాయితీ సమితి ఫండ్స్ — ప్రాథమిక విద్య" నిధికి రు. 200— కైకలూరు సబ్‌ట్రెజరీలో చెల్లించి ఒరిజినల్ చలానాను టెండరుతో జతపరచి పంపవలయును. సమితి ఆఫీసుద్వారా వస్తువుల కొలతలను, యితర వివరములను తెలుసుకొనవచ్చును.

1. పిల్లలు కూర్చును బెంచీలు	150
2. చేతులున్న కుర్చీలు	30
3. ఒక సొరుగున్న డ్రాయర్లు	10
4. నల్లబల్లలు	25
5. బడిగంటలు	20

బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు,

'ఇండియాపై పాకిస్తాన్ సరికొత్త కుట్ర'

కాశ్మీర్ ప్రధాని ఖండన

జమ్మూ, ఫిబ్రవరి 12 —

కాశ్మీర్‌ప్రధాని బక్షీగులాం మహమ్మద్, నిన్న శాసనసభలో ప్రసంగిస్తూ, కాశ్మీర్‌రాష్ట్ర అంతర్భాగమైన కొంతప్రదేశాన్ని అజాద్‌కాశ్మీర్ అనేపేరుతో వ్యవహరిస్తూ, చైనాతో సరిహద్దు ఒడంబడిక కావించుకొందుకై పాకిస్తాన్ ప్రయత్నించడం, అది ఇటీవల చేసినమరొక కుట్రఅని పేర్కొన్నారు.

చైనాతో ఒక సరిహద్దు ఒడంబడికను తయారు చేసుకోవాలనీ పాకిస్తాన్ ఇటీవలి కుట్రనుఖండిస్తూ "అస్తిత్వంలో లేని సరిహద్దును గుర్తించడం నీటి మీద వ్రాలుచేయడం వంటిదని" ఆయన అన్నారు.

పాకిస్తాన్, చైనాలు రెండూ దురాక్రమణ చేసిన దేశాలేనని, ఖి భారత భూభాగం నుండి వైదొలగి తీరాలని ఆయన వక్కాణించారు. సరిహద్దుల రక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తాము తీసు కొన్నామని వీటిని వివరంగా శాసన సభలో చర్చించడం భావ్యం కాదని ఆయనచెప్పారు.

ఇన్నాళ్ళుగా మనతోస్నేహంగావుంటూ, చైనా వంటి మిత్ర దేశం భారతదేశానికి వ్యతిరేకంగా దురాక్రమణ ఎత్తుగడలకు పాల్పడడం శోచనీయమని పంచశీల సూత్రాలను రూపొందించినాక ఇది జరగడం మరింత విచారకరమనీ, చైనా దురాక్రమణబుద్ధివల్ల విపరీతపరిస్థితి ఉత్పన్నమైనదని మనం జాగ్రత్తగా ఓపికతో ఓర్మితో దీనిని పరిష్కరించుకోవాలని ఆయన వక్కాణించారు.

కరాచీ, ఫిబ్రవరి 10:—

ఎలిజబెత్‌రాణి, ఆమెభర్త డ్యూక్ ఆఫ్ ఎడింబరోలు, నిన్న ప్రొద్దున్నపూర్తిగా విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం పచ్చల గనులను సందర్శించారు. హిందూకుష్ పర్వతాలను వీక్షించడానికై ఆ దంపతులు, నయాద్ షరీఫ్‌కు చేరుకున్నారు.

దక్షిణ రైల్వే

ఒంగోలులో డిపార్టుమెంటలుగా నిర్వహింపబడుతున్న శాకాహార ఫలహారశాలలోను మద్రాసు సెంట్రలులో కేటరింగు యూనిట్‌లోను 1—4—61 నుండి మూడు సంవత్సరముల పాటు పరిశుభ్రపరిచే పనికి సీల్డు టెండర్లు దక్షిణరైల్వే చీఫ్‌కమర్షియల్‌సూపరింటెండెంటుగారిచే కోరబడుచున్నవి.

టెండరుఫారము జారీచేయబడు కడపటి తేదీ 23—2—61 సా. 3 గం.

ఒక్కొక్క టెండరుకు ధరావతు సొమ్ము రు. 100— వంతున మద్రాసు 3, దక్షిణ రైల్వే చీఫ్ క్యాషియరుకు చెల్లించవలసిన కడపటి తేది. 27—2—61 సా. 3 గం.

టెండర్లు తీసుకొనుటకు కడపటి తేదీ: 4—3—61 సా. 3 గం.

టెండరు ఫారములు (ఒకరివి మరియొకరికి మార్చుకొనకూడదు) టెండరు ఫారం 1 కి రు 5— వంతున స్వయంగాగాని, మనియార్డరు ద్వారాగాని, మద్రాసు 3 దక్షిణరైల్వే, చీఫ్ క్యాషియరుకు చెల్లించి, మద్రాసు 3, దక్షిణరైల్వే చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్ ఆఫీసు నుండి పొందవచ్చును

మిగతా వివరములకు టెండరు ఫారములు చూచుకోవచ్చును.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, మద్రాసు—3, 10—2—61.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

తిరుపతి మునిసిపాలిటి

మునిసిపల్ హైస్కూలు నిర్మాణమునకు టెండర్లు తీసుకొను తేది 20—2—61 వరకు పొడిగింపబడింది.

(సం) పి వి శర్మ,
మునిసిపల్ కమీషనరు.

కావలెను

ఆంధ్ర జిల్లాలలో మోటార్‌బండ్లు అమ్మటానికి ట్రావెలింగు సేల్సు అసిస్టెంటుల ఉద్యోగములకు దరఖాస్తులు కోరబడుతున్నవి వయస్సు, అర్హతలు, అనుభవము, కావలసిన జీతము తెలుపుతూ దరఖాస్తులు దిగువ అడ్రెసుకు పంపండి బాక్సు నం. 209 ఎం. కేరాఫ్ ఆంధ్ర ప్రభ, మద్రాసు — 2

ప్రకటన

కర్నూలు మునిసిపాలిటీ

ఇందుమూలమున తెలియపరచున దేమనగా, మునిసిపల్ బిల్డింగ్సు ఆక్రమించుకొనుహక్కున్ను మార్కెట్లు, బండ్లు, బస్‌స్టాండు, జంతు వధశాలలు వగైరాలలో రుసుములు వసూలు చేసుకొను హక్కున్ను, బహిరంగ వేలములో కర్నూలు మునిసిపాలిటి కమీషనరుచే ఆయా తేదీలలోను, అవసరమైనచో దరిమిలా దినములలోను అమ్మబడును. అమ్మకం షరతులు, పనిరోజులలో మునిసిపల్ ఆఫీసునుండి పొందవచ్చును. పాట పెట్టదలచినవారు మునిసిపల్ ట్రెజరీలో, సేల్ నోటిఫికేషను నందు తెలిపిన ధరావతు చెల్లించి, సేలు నోటిఫికేషను షరతులకు లోబడి వేలములో పాల్గొనవచ్చును.

1. బస్‌స్టాండులో నం. 1—227 నుంచి 1—238 వరకు 12 మునిసిపల్ షాపులు.
   లీజు కాలపరిమితి: ఉన్నత అధికారుల ఆమోదమునకు లోబడి 1—3—61 నుంచి 3 సం. లు, మరియు 5 సం. లు.
   అమ్మకం తేదీ: 17—2—61 ఉ. 10 గంటలనుంచి.
2. మార్కెట్లు, స్టాండులు, జంతు వధశాలలు, బంకులు, బస్సు స్టాండులో రెస్టారెంటు, భూములు వగైరా.
   లీజు కాలపరిమితి: 1—4—61 నుంచి 1 సం.
   అమ్మకం తేదీ: 22—2—61 ఉ. 10 గం. నుంచి.

(సం.) సి. అప్పిరెడ్డి, కమీషనరు.

సంతోష్ ట్రాఫీ పోటీలలో ఈ యేడాది తొలిసారిగా ఛాంపియన్‌షిప్ గెలుచుకొన్న సర్వీసెస్ జట్టు

శ్రీ ఎన్. వీరభద్రరావు చౌదరి: వీరు ఇటీవల గొల్లలమామిడాడలో జరిగినకుస్తీపోటీలలో ప్రథములుగా నెగ్గి వెండిగదను బహుమతిగా పొందారు.

సర్కస్ బృందంపై దుండగుల దాడి

ముగ్గురి మృతి

జబల్పూరు, ఫిబ్రవరి 11:—

ఇక్కడకు సుమారు 60 మైళ్ళదూరంలో దామోజిల్లాలోగల జబేరా పట్టణ సమీపంలో నిన్న ఒక సర్కస్ బృందంవారిపై కొందరు దుండగులు దాడిజరిపిన ఫలితంగా ముగ్గురు మరణించారు.

స్థానిక సర్కస్ బృందానికి చెందిన 12 మంది ఒక ట్రక్కులో వెడుతూవుండగా దామో—జబేరారోడ్డుపై కొందరు దుండగులు ట్రక్కును ఆపి వారిపై దాడిజరిపినట్లు జబల్పూరు కమీషనర్ శ్రీ సి. ఎల్. గుప్త తెలియజేశారు. ఇద్దరు వెంటనే మరణించారు. ఒక వ్యక్తి ఆస్పత్రిలో మరణించాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

భవనాలకంటె విద్య ఎంతో ముఖ్యం

రాష్ట్ర ఆరోగ్యమంత్రి విమర్శ

హైదరాబాద్, ఫిబ్రవరి 11:—

విద్యాసంస్థల భవనాల నిర్మాణానికి అయే ఖర్చు వృధా అవుతున్నదనీ, ఎక్కువ భవనాలు కట్టించేకంటె మంచిపద్ధతిలో విద్యాబోధ జరగడం ఎంతో ముఖ్యమనీ ఆరోగ్యమంత్రి శ్రీ పి. వి. జి. రాజు వ్యాఖ్యానించారు. ఆర్థిక, వాణిజ్య విషయాలు బోధించే బద్రుకా (సాయంకాలం) కళాశాల వార్షిక సమావేశంలో శ్రీ రాజు బహుమతులుపంచిపెట్టారు. జిల్లాకు ఒకటి, రెండు మంచి కళాశాలలుంటే చాలునన్నారు. రాష్ట్ర వైద్య కళాశాలలను "షిఫ్ట్" పద్ధతిలో నడపవలసిన అగత్యంలేదనీ, ఎనిమిది కళాశాలలలో 855 మంది విద్యార్థులు మాత్రమే కలరనీ శ్రీ రాజు డాక్టర్ లక్ష్మణస్వామి ముదలియార్ కమిటీ చేసిన సూచనను ప్రస్తావిస్తూ చెప్పారు.

కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. జి. శ్రీనివాసన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీ ఎ. యస్. సోమయాజులు విద్యార్థి యూనియన్ వార్షిక నివేదిక చదివారు. శ్రీ యం. గోవర్ధనదాసు క్రీడలనివేదిక సమర్పించారు. శ్రీ యం. హనుమంతరావు కృతజ్ఞత తెలిపారు.

'బొందితో స్వర్గం'

(మన విలేఖరి)

తిరువేంద్రం, ఫిబ్రవరి 11 :—

భారత్‌దాస్ అనే స్థానిక ఆశ్రమవాసి బొందితో స్వర్గానికి వెళ్లాలనుకోగా ఇతరులు అది వీలుగాకుండా చేశారు.

స్వర్గానికి తన యాత్రను కొనసాగించడానికిగాను, ఈయన నిన్న ఉదయం ఒక పెద్దకొబ్బరి చెట్టు ఎక్కికూర్చున్నారు.

ఆచెట్టు నుంచి స్వర్గానికి చేరితీరాలని ఈసాధువు పట్టుదలగా వున్నట్లు తెలుసుకుని, స్వర్గంకంటె సాధువు ప్రాణంపట్ల జిల్లా కలెక్టర్ ఎక్కువ శ్రద్ధవహించారు.

చెట్లు ఎక్కడంలో నిపుణులైన ఇద్దరిని తీసుకువచ్చారు. అర్ధరాత్రివేళకు సాధును క్రిందికి దించారు. ఆత్మహత్య చేసుకొనడానికి యత్నించాడని సాధువుపైన కేసుపెట్టినట్లు తెలుస్తున్నది.

భూమికి దిగివచ్చిన విూదట పోలీసులతోను ఇతరులతోను సాధు మాట్లాడుతూ భగవంతుడు తనకు కలలో కనుపించి ఆదేశించిన విధంగా మాత్రమే తానుచేస్తున్నాననీ, పోలీసులు జోక్యం కలిగించుకొనడంవల్ల తప్ప తానుమేఘాలగుండా వెళ్లిపోనైనాపోయి వుండేవాడిననీ, లేకపోతే మహావిష్ణువు తన గరుడవాహనాన్ని అయినా పంపివుండేవాడనీ అన్నాడు.

'దేశపురోభివృద్ధికై కష్టించి పనిచేయండి'

బిర్లా విద్యాసంస్థ వజ్రోత్సవాలను ప్రారంభిస్తూ ప్రధాని పండిట్ నెహ్రూ ఉద్బోధ

పిలానీ, ఫిబ్రవరి 12:—

ప్రధాని నెహ్రూ నిన్న యిక్కడ బిర్లా విద్యాసంస్థ వజ్రోత్సవాలను ప్రారంభిస్తూ, దేశాన్ని సౌభాగ్యవంతం చేయడానికై నలభై కోట్ల ప్రజలు ఒకరికొకరు చేదోడువాదోడుగా ఏకైకలక్ష్యంతో అహర్నిశలు కష్టించి పనిచేయాలని ఉద్బోధించారు.

ఇదిఒక మహాయాత్రవంటిదని, యాత్రాస్థలానికి చేరడానికై ప్రజలందరు ఉత్సాహంతో బయలు దేరారని ఆయన అభివర్ణించారు. సమస్యలకు పరిష్కారమార్గాలనైతే ప్రభుత్వంసూచించగలదుకాని, వాటిని పరిష్కరించుకొనేశక్తి ప్రజలకే గలదని శ్రీ నెహ్రూ అన్నారు.

ప్రపంచం తీవ్రగతిని పరివర్తనచెందుతున్నదనీ, పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ చిత్తవృత్తిని, నడవడికను మార్చుకోవాలని,లేకపోతే దేశం వెనకబడిపోతుందని ఆయన అన్నారు.

సహకారభావంతో ప్రజలు ముందుకు నడవాలని, దేశాన్ని సౌభాగ్యవంతం చేయడానికి కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు.

యువకులు సచ్ఛీలాన్ని అలవరచుకోవాలని, ప్రమాదాలను ఎదుర్కొనే ధైర్య సాహసాలను పెంపొందించుకోవాలని, సంఘానికివారు ఎంతో ఋణపడి వున్నారని, వారు సాంఘికసేవలో నిమగ్నులు కావాలని ఆయన అన్నారు.

భారతదేశంలో హెచ్చుమంది ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారని,వారివృత్తి వ్యవసాయమని, ఆధునిక పద్ధతులవల్లవారు వ్యవసాయోత్పత్తులను అధికం చేయాలని దేశ పారిశ్రామికాభివృద్ధి దేశంలో లభించగల ముడి పదార్థాలమీద ఆధారపడి వుంటుందని శ్రీ నెహ్రూ అన్నారు.

ప్రజాస్వామిక పరిపాలన వికేంద్రీకరణ ప్రజలను ఉత్సాహభరితులను చేసినదని వారికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించినదని ఆయన అన్నారు.

వజ్రోత్సవాలు జయప్రదంకావాలని కాంక్షిస్తూ ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభృతులు సందేశాలు పంపించారు.

విజయవాడ మాంటెసోరీ పాఠశాల

భవన నిర్మాణనిధికై ప్రదర్శన

విజయవాడ, ఫిబ్రవరి 12:—

విజయవాడ మాంటెసోరిస్కూలు నూతన భవననిర్మాణ సహాయార్థం నిన్నసాయంత్రం షహెన్‌షామహల్‌లో బాల,బాలికల నృత్య, గీత, వినోదనాటక ప్రదర్శనలను స్కూలుపాలకవర్గం వారు ఏర్పాటుచేశారు.

ఈ ప్రదర్శనకు ప్రాంతీయ విద్యాశాఖాధికారి శ్రీ పి. ఆదినారాయణ అధ్యక్షత వహిస్తూ స్కూలు అభివృద్ధికై విరాళాలనిచ్చినదాతల ఉదారతను అభినందించారు. స్కూలును చక్కగానిర్వహిస్తున్న పాలకవర్గాన్నీ, వినోద ప్రదర్శనలనిచ్చిన బాలబాలికలను ఆయన ప్రశంసించారు.

మద్రాసు స్కూలు ఇంప్రువ్‌మెంటు స్కీమును ఆంధ్రలో కూడా అమలు జరిపి పాఠశాలలకు చక్కని భవనాలు ప్రజల విరాళాలతోనూ, ప్రభుత్వ సహాయముతోనూ నిర్మించవలసివుందని ఆయన అన్నారు.

జిల్లావిద్యాశాఖాధికారిణి శ్రీమతి ఎన్. సీతారామమ్మ ఈప్రదర్శనకు ప్రారంభోత్సవంచేశారు.

మాంటెసోరిస్కూలు పాలకవర్గ సంఘం అధ్యక్షులు శ్రీ గొట్టిపాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి శ్రీ కె. వి. ఎస్.ప్రసాద్,సభ్యురాలు శ్రీమతి కె. అచ్చమాంబ, ప్రిన్సిపాల్ శ్రీమతి వి. కోటేశ్వరమ్మగార్లు స్వాగతం చెప్పారు.

కుమారి వింజమూరిలక్ష్మి ప్రార్థనచేశారు.

ఈప్రదర్శనద్వారా 8,500 రూపాయలు విరాళంగా వసూలు అయినవి.

శ్రీమతి డాక్టరు అచ్చమాంబ, శ్రీమతి కోటేశ్వరమ్మగార్లు దాతలకు కృతజ్ఞత తెల్పారు.

విజయవాడలో శ్రీ రామకోటి మహోత్సవములు

ఫిబ్రవరి 13 సోమవారం కార్యక్రమం

విజయవాడ, ఫిబ్రవరి 12:—

ఉ. 7—30 నుండి 'అధ్యాస' భాష్యము: శ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రి, 9—30 పార్వతీ కల్యాణోత్సవం, మ. 12—30 శ్రీరామతరంగాలు: శ్రీ ఘోరకవి రాఘవరావు, 2—0 దేవీకథ: శ్రీ ముదునూరి శంకరరావు, సా. 4—0 పురాణోపన్యాసం: శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి, 5—30 సంకీర్తన: శ్రీ అవధూతస్వామి, 6—0 ఉపన్యాసం: శ్రీ ముదిగొండ వెంకటరామశాస్త్రి, రా. 8—0 ఉపన్యాసం: శ్రీ పరసా వెంకటేశ్వరరావు, 9—30 హరికథ: శ్రీ గుడిపాటి శ్రీరామమూర్తి, 11—30 హరికథ: శ్రీ కళ్లె బాలకృష్ణదాసు.

ఆకాశవాణి సప్తాహం

ఆఖరురోజు కార్యక్రమవిశేషాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, ఫిబ్రవరి 12:—

ఆకాశవాణి ప్రతియేటా నిర్వహిస్తున్న రేడియో వారోత్సవాలు ఈనెల 5 న ప్రారంభమై నిన్నటితో ముగిసినాయి. విజయవాడలో నిన్న సాయంత్రం ఆహ్వానింపబడిన ప్రేక్షకుల సమక్షంలో ఢిల్లీనుంచి వచ్చిన ఆకాశవాణి 'వాయిద్య బృందం'వారి సంగీత కార్యక్రమం జరిగింది. ఈ ఎ. ఐ. ఆర్. వాద్యబృందం ఢిల్లీలో 1952లో ఏర్పాటైంది. హిందూస్థానీ, కర్నాటక సంగీతాలకు శ్రీ పన్నాలాల్ ఘోష్, రవిశంకర్‌గార్లు నిర్వాహకులుగా వున్నారు.

ఈ బృందంవారు ప్రతియేడూ ఆకాశవాణి వివిధ కేంద్రాలను దర్శించి తమ కార్యక్రమాలను వినిపిస్తున్నారు. ఈఏడు కాలికట్, తిరుచిరపల్లి, విజయవాడ కేంద్రాలను దర్శించారు. ఈబృందంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన కళాకారులు 33 మందిదాకా వున్నారు. వీరిని నేడు పత్రికా విలేఖరులు ఇక్కడ కలుసుకొన్నారు.

శ్రీ ఎం. వై. కామశాస్త్రి, శ్రీ ఎన్. గోపాలకృష్ణన్‌గార్లు తమ బృందంలో వివిధ సంగీత కళాకారులను పరిచయం చేశారు. వివిధ వాద్యాలను చూపించారు. ఈ బృందంవారు అన్నీ భారతీయ వాద్యాలనే ఉపయోగిస్తున్నామనీ,ఒకటి రెండుమాత్రం దేశీయ వాద్యాలున్నవనీ అన్నారు. జానపద సంగీతంలో 'నక్కడ' వాద్యం తమకెంతో ఉపయోగపడుతున్నదన్నారు. శకుంతలం, మేఘదూత, కళింగ విజయంలాంటి వాటిని సంగీతంతో మేళవించి వినిపిస్తున్నామన్నారు.

నిన్నటి కార్యక్రమంలో మాయామాళవగౌళ, హంసధ్వని, తిలంగు, ఆశ, గోవాన్ కి గోరి రాగ కార్యక్రమాలు ప్రసారం చేశారు. మాయామాళవ గౌళలో కాంపొజిషన్‌ను శ్రీ టి. కె. జయరామయ్యర్ రచించారు. శ్రీ ఎన్. గోపాలకృష్ణన్ నిర్వహించారు. తిలంగు హిందుస్థాని రాగం టుమ్రీ పద్ధతిని శ్రీ ఎమ్. వై. కామశాస్త్రి ప్రదర్శించారు. 'ఆశ' పన్నాలాల్‌ఘోష్ నిర్మాణం, శ్రీ ఎమ్. వై. కామశాస్త్రి ప్రదర్శించారు. గోవాన్ కి గోరి అనే జానపద శైలిలో నిర్మించిన జానపద గీతాన్ని ఒక గ్రామీణ బాలిక సంప్రదాయ సిద్ధమైన దుస్తులు,నగలు ధరించి అభినయించుతుంది. సంగీతం రాగరసభరితంగాను సొగసుగానూ వుంది.

ఈ కార్యక్రమం అతి మనోహరంగా వుండి ప్రేక్షకులను, శ్రోతలను రంజింపజేసింది.

నృత్యప్రదర్శనం

తర్వాత విజయనగరంనుంచి వచ్చిన సంపత్కుమార్ బృందంవారి నృత్య ప్రదర్శనలు జరిగినయి.

పూజా నృత్యం, 'మొక్కజొన్నతోటలో' చల్ మోహనరంగా, అనే గేయాలు శ్రీ శ్రీ రచించిన 'విప్లవ శంఖం',జాలరి నృత్యం ఈ ప్రదర్శనలలో ఎక్కువగా ప్రేక్షక శ్రోతల ప్రశంసల నందుకొన్నయి

శివరాత్రికి రేడియో ప్రత్యేక కార్యక్రమం

విజయవాడ, ఫిబ్రవరి 12:—

విజయవాడ ఆకాశవాణి నిలయం రేపు 13 వ తేదీ సోమవారంనాడు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 8—30 గంటల నుంచి 9—30 గంటలవరకు "హరిహర లీలావిలాసం" అనే సంగీత రూపకాన్ని బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది.

కామన్వెల్తులో దక్షిణాఫ్రికా సభ్యత్వం

లండన్, ఫిబ్రవరి 12 :—

కామన్వెల్తులో సభ్యత్వానికి దక్షిణాఫ్రికా రిపబ్లిక్ అయిన అనంతరం దరఖాస్తుపెడితే నిరాకరించాలని కోరుతూ బ్రిటిష్ లిబరల్‌పార్టీ నిన్న తీర్మానించింది

డచ్ న్యూగినీవద్ద ఇండోనీసియన్ సైన్యం

కేంద్రీకరణ జరుగుతున్నట్లు కర్నల్ బుసిరీ ప్రకటన

జకార్తా, ఫిబ్రవరి 11:—

డచ్చి పశ్చిమ న్యూగినీ (పశ్చిమ ఇరియన్స్) ప్రాంతంలో ఇండోనీషియా తన సైనిక స్తోమతను హెచ్చించుకొంటున్నదని ఇండోనీసియన్ సైనికోద్యోగి లెఫ్టినెంట్ కర్నల్ బుసిరి నిన్న యిక్కడ పేర్కొన్నారు.

పశ్చిమ ఇరియన్ ప్రజలు తమ విమోచనానికి ఆత్రపడుతున్నారనీ, డచ్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన హెచ్చుతున్నదని ఆయన అన్నారు.

ఇండోనీసియనులు రహస్యంగా పశ్చిమ ఇరియన్‌లో ప్రవేశించడానికి యత్నిస్తున్నారనే వార్త ప్రచారంగాక వేరుకాదని ఇండోనీసియన్ విదేశాంగ మంత్రి శ్రీ సుబాండ్రియో అన్నారు.

స్విట్జర్లండ్‌కు బౌర్గిబా రాక

డీగోల్‌తో సమావేశం జరపవచ్చు

జ్యూరిక్, ఫిబ్రవరి 11:—

టునీసియా ప్రెసిడెంట్ శ్రీ హబీబ్ బవుర్గిబా విశ్రాంతికోసం వైద్య సలహాకోసం నిన్న యిక్కడకు వచ్చారు.

ఈ విశ్రాంతి సమయంలోనే శ్రీ బవుర్గిబా అల్జీరియా సమస్యపై ప్రెసిడెంట్ డీగోల్‌తో సమావేశం జరపవచ్చుననుకొంటున్నారు.

ప్రెసిడెంట్ డీగోల్‌ను ఈ వారారంభంలో కలుసుకొన్న టునిసియన్ సమాచార శాఖామంత్రి శ్రీ మహమ్మద్ నాషెద్‌తో శ్రీ బవుర్గిబా ముందు సమావేశం జరపగలరనుకొంటున్నారు.

లక్నో, ఫిబ్రవరి 11 :—

నాలుగురోజుల చర్చ అనంతరం గవర్నరు ప్రసంగానికి కృతజ్ఞత తెలియజేసే తీర్మానాన్ని ఉత్తరప్రదేశ్ విధానసభ మూజువాణి వోటుతో నిన్న ఆమోదించింది. విధానసభ రెండు అనధికార తీర్మానాలపై చర్చ జరుపుతున్నది.

దక్షిణాది యాత్రీకులకు అపూర్వమైన అవకాశము!

నమ్మకమైన ఎస్టాబ్లిష్‌మెంటు ప్రకటన !!

మీరు ఆతురతతో ఎదురుచూస్తున్న మా అయిదవ ఉత్తరాది పుణ్యయాత్ర 85 రోజులు.

బెనారస్-బద్రి-కేదార్‌నాథ్-అజ్మీర్-జైపూర్-నాథ్‌ద్వార్ పంచద్వారకలు - కాశ్మీరు

నాలుగు టూరిస్టు స్పెషలు
29—4—61 తేదీన కోయంబత్తూరునుంచి
30—4—61 తేదీన మద్రాసునుంచి బయలు దేరును.

వివరములకు:

శ్రీకృష్ణా ట్రావెల్సు [రిజిష్టర్డు]

నం. 7 కచేరిలేన్, మైలాపూర్, మద్రాసు—4. లేదా
శ్రీ జి. శ్రీరాములు, చిరుతానూరు పి. ఒ. వయా తిరుపతి.

న్యూ సైన్సు కాలేజి, నృపతుంగమల్టి పర్పస్ హైస్కూలు బిల్డింగ్ ఫండ్ సహాయార్థం

భరతనాట్య ప్రదర్శనంలో అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన

కుమారి వైజయంతిమాలచే

శాస్త్రీయ నాట్య ప్రదర్శనం

5-3-61 ఆదివారము

హైదరాబాద్ లేడీ హైదరీ క్లబ్‌లో జరుపబడును.

ప్రవేశపు రేట్లు:

రు. 100/- 50/- 25/- 15/- 10/ -5/-

టిక్కెట్లు దొరకుచోట్లు:

1. తాజ్‌మహల్ హోటల్, సికిందరాబాద్, అబిద్ రోడ్డు, సుల్తాన్ బజారు (హైదరాబాద్.)
2. క్వాలిటీ కఫే, అబిద్ రోడ్డు, హైదరాబాద్.
3. నియో మైసూర్ కఫే, స్టేషన్‌రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్,
4. న్యూ సైన్సు కాలేజి, నారాయణగూడ, హైదరాబాద్.
5. నృపతుంగ హైస్కూలు, లింగంపల్లి, హైదరాబాద్.



బిగ్ బిల్ వెర్నా (యూరప్ ఛాంపియన్)

విజయవాడ గాంధీనగరం-జింఖానాక్లబ్ ఆవరణలో

నేడు సాయంత్రం గం. **6-30** లకు

అంతర్జాతీయ మల్లయుద్ధ పోటీలు

బిగ్ బిల్ వెర్నా :-

ఆసియా, ఆస్ట్రేలియా, యింగ్లాండు, యూరప్ దేశములలో మల్లయోధుడుగా పేరు ప్రఖ్యాతులుగాంచిన ఛాంపియన్ బిగ్-బిల్-వెర్నా యొక్క బష్టన్ క్రాబ్ మరియు బౌ అండ్ యారో ప్రదర్శనముచూడండి

అజిత్‌సింగ్ (ఇండియా రైజింగ్‌స్టార్)	X	బిగ్‌బిల్‌వెర్నా (యూరప్ ఛాంపియన్)
జార్జి గ్రేడింకో (ఇండియాలో మొదటిసారిగా పాల్గొంటున్న) (కెనడా ఛాంపియన్)	X	హర్‌డిట్‌సింగ్ (హాంగ్‌కాంగ్ ఛాంపియన్)
దల్‌జిత్‌రావ్ (బొంబాయి ఛాంపియన్)	X	మెహ్రుద్దీన్ (ఇస్లాం ఛాంపియన్)

అడ్వాన్సు బుకింగు—రామా జ్యూయలరీ మార్టు, పెద్ద పోస్టాఫీసుదగ్గర, విజయవాడ—2. ఉమా కట్‌పీసెస్ ఎంపోరియం, బీసెంటురోడ్డు, గవర్నరుపేట.

13—2—61 సోమవారంనుండి జింఖానాక్లబ్ స్టేడియం బుకింగుఆఫీసులో [illegible]

రు. 10/- 5/- 2-50, 1-50

ప్రతి దినము ఉషాతో ఆమె ఈ దినమును స్మరిస్తుంది

ఆమె క్రొత్త కాపురము పెట్టి, ఆమె స్వప్నములు ఫలించి, జీవితములోని స్వల్ప సౌఖ్యములు అత్యంత సుఖమయమైనప్పుడు
ఆమెకు కానుకగా ఇవ్వండి—
ఆమె మెచ్చుకొని, ఉపయోగించి
ఎల్లప్పుడు తనవద్ద
ఉంచుకొనునది.

ఆమెకు **ఉషా** కుట్టు మెషీనును ఇవ్వండి—
అంతకంటె మించినది మరొకటి లేదు

JESM/128

జే ఇంజనీరింగ్ వర్క్సు లిమిటెడ్, కలకత్తా.

ఏజంట్ : నాథూ లాల్‌జీ, 67 ఎ. రాష్ట్రపతిరోడ్, సికింద్రాబాదు.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్లున్నచో ప్రదేశాలలో రు. న.		పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకటశేషయ్య 808458

ANDHRA PRABHA, VIJAYAWADA.

కొత్తరకం పఠన యంత్రం

వాషింగ్టన్, ఫిబ్రవరి 12:—
చదువుతూ, చదివినదాన్ని వ్యాపారభాషలోకి అనువదిస్తూ టేపుమీద సమాచారాన్నంతా రికార్డుచేసే ఒక ఎలెక్ట్రానిక్ పఠనయంత్రాన్ని అమెరికాలో తయారు చేస్తున్నారు. ఆధునికంగా నవరించబడి, ప్రత్యేక కంప్యూటరులో అమర్చబడిన ఈ యంత్రం సెకండుకు 2 పంక్తులచొప్పున ఇతర భాషలను ఇంగ్లీషులోకి అనువదిస్తుంది.

సంపుటి: 26 సంచిక: 43 ★ విజయవాడ 14-2-1961 మంగళవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

కాటంగ కుగ్రామంలో పాట్రిస్ లుముంబా హత్య

ఆయన సహచరులు ఒకిటో, ఎమ్‌పోలో కూడా గ్రామస్థులచే చంపబడ్డారని అధికార ప్రకటన

శవాలు పూడ్చిపెట్టిన ప్రదేశం, ఆ గ్రామం పేరు వెల్లడించడానికి కాటంగా మంత్రి నిరాకరణ

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 13—

కాంగో తొలి ప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబాను నిన్నటి దినం కాటంగాలోని ఒక కుగ్రామంలో అక్కడి ప్రజలు చంపివేసినట్టు నేడు కాటంగా దేశీయాంగ మంత్రి శ్రీ మునుంగో ఆధికారికంగా ప్రకటించారు.

శ్రీ లుముంబా సహచరులైన కాంగో పార్లమెంటు మాజీవైస్‌ప్రెసిడెంటు శ్రీ జోసెఫ్ ఒకిటోను, యువజన వ్యవహారాలశాఖ మాజీమంత్రి శ్రీ మారిస్ ఎంపోలోను కూడా ఆ గ్రామస్థులు చంపివేసినట్టు ఆయన వెల్లడించారు.

శ్రీ లుముంబా, ఆయన సహచరులు చంపబడిన గ్రామం పేరునుకాని, వారి శవాలను పూడ్చిపెట్టిన స్థలాన్నికాని, హత్యా వివరాలనుకాని బైటపెట్టడానికి శ్రీ మునుంగో నిరాకరించారు.

గతవారంలో శ్రీ లుముంబా, ఆయన సహచరులు ఇరువురితోసహా కాటంగా కారాగారంనుంచి పారిపోయిన విషయం మా పాఠకులకు విదితమే.

నిన్నరాత్రి ఒక కాటంగా రైతు శ్రీ లుముంబా హత్యావార్తను కాటంగా దేశవ్యవహారాల మంత్రి శ్రీ గోడె ఫ్రొయిడ్ మునుంగోకు అందజేశాడు.

అపిదప, కాటంగా మంత్రులు, శ్రీ మునుంగో, ఆర్థికమంత్రి శ్రీ జీన్ కిబ్వే, పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ కిటింపే, లుముంబాను హత్యచేసిన గ్రామానికి వెళ్లి, హత్యచేయబడిన వారి శవాలను గుర్తించారు.

అతరువాత కాటంగా మంత్రి శ్రీ మునుంగో పై విషయాలను పత్రికావిలేఖరుల సమావేశంలో ప్రకటించారు. శ్రీ లుముంబా, ఆయన సహచరుల శవాలు వెనువెంటనే పూడ్చివేయబడినవనీ, శవాలు సమాధి కావించబడిన స్థలాన్ని తెలుపడానికి వీలులేదనీ, కాటంగామంత్రి శ్రీ మునుంగో అన్నారు. శవాలు సమాధి కావింపబడిన స్థలాన్ని బయటపెడితే, ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వెళ్లడం జరుగవచ్చుననీ, అందుచేత అస్థలాన్ని చెప్పననీ, శ్రీ మునుంగో అన్నారు.

లుముంబాను హత్యచేసిన గ్రామంపేరు చెప్పడానికి కూడా శ్రీ మునుంగో నిరాకరించారు. శ్రీ లుముంబాను హత్యచేసిన తెగపేరుకూడా ఆయన చెప్పలేదు.

శ్రీ మునుంగో తన ప్రకటనలో ఇంకా ఈ క్రిందివిషయాలు పేర్కొన్నారు. "లుముంబాను హత్యచేసిన గ్రామస్థులపై న్యాయవిచారణ జరిపే భారాన్ని, కాటంగా ప్రభుత్వం నెత్తిన వేసుకోబోవడంలేదు. శ్రీ లుముంబాను హత్యచేయడంలో గ్రామస్థులు కొంత తొందరపడ్డారనే చెప్పాలి. అయితే ఆయనవద్ద ఆయన సహచరులవద్ద ఆయుధాలు ఉన్నవనే అనుమానంతో వారు ఆపని చేసి ఉండవచ్చు.

"నిజం చెప్పాలంటే లుముంబాను హత్యచేసిన గ్రామస్థులపై కాటంగా అధికారులు నేరం ఆరోపించలేరు. వారిని తప్పు ఎన్నడానికి కూడా ఆస్కారంలేదు. ఎందుచేతనంటే, కాటంగాకు, కాంగోకు, ఆఫ్రికాకు, యావత్ప్రపంచానికి ఒక సమస్యగా పరిణమించి మానవజాతినే విషపూరితం చేయగల లుముంబాపీడ వారు వదిలించారు. అనవసరంగా కొందరు లుముంబా సమస్యను గోరంతలు కొండంతలు చేయడం కూడా జరిగింది.

"లుముంబా, ఆయన సహచరులు చంపబడిన గ్రామస్థులకు, కాటంగా ప్రభుత్వం 8000 డాలర్లు బహూకరిస్తుంది. జైలునుంచి పారిపోయిన శ్రీ లుముంబాను ఆయన సహచరులను పట్టిచ్చినవారిని బహూకరిస్తానని ఇంతకుపూర్వమే కాటంగా ప్రభుత్వం ప్రకటించింది.

"లుముంబా మరణం నాకు విచారం కలగజేస్తున్నదని నేను అంటే నేను అబద్ధం చెప్పినవాణ్ణి అవుతాను. లుముంబాపై నా అభిప్రాయాలేమిటో మీకందరికీ తెలుసు. కాటంగా, కాసైలలో అనేకవేలమంది మరణానికి బాధ్యుడైన ఒక నేరస్థుడు లుముంబా. ఇక, వోరియంటేల్ కివూ రాష్ట్రాలలో అతడు జరిపించిన దురంతాల విషయం వేరే చెప్పనే అవసరంలేదు. కాసై రాష్ట్రంలో బాలుబాల హత్యాకాండ, (భార్య)

(మిగతా 3 వ పేజీలో)

"నిందితులను శిక్షించాలి" —నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:—

కాంగో తొలి ప్రధాని పాట్రిస్ లుముంబా చంపివేయబడినాడన్న వార్తలపై వ్యాఖ్యానిస్తూ ప్రధాని నెహ్రూ నేటిరాత్రి ఇలా అన్నారు:

"దారుణమైన హత్య జరిగింది. బహుశా [illegible]

"నిందితులను శిక్షించడానికి తీవ్రమైన చర్యలు గైకొనాలి.

భూటాన్ మహారాజు జరిపిన విందులో పాల్గొని బైటికి వచ్చిన అనంతరం పత్రికా విలేఖరులు తనని కలుసుకోగా శ్రీ నెహ్రూ వారితో ఇలా అన్నారు: "లుముంబా చనిపోయి ఉంటాడనే అందరం అనుకుంటున్నాము. అయినప్పటికీ ఈ వార్త విన్నతర్వాత నిలువునా నేను స్తంభీభూతుడనైపోయాను. కాంగోలో కొద్ది రోజులుగా సాగుతున్న విషాద పరిణామాలన్నిటికీ లుముంబా హత్య ఒక పరాకాష్ఠ.

"దారుణమైన హత్య జరిగింది. బహుశా

[మిగతా 3 వ పేజీలో]

ఉత్తర సరిహద్దులో వియత్తలం అతిక్రమణ

గత రెండు నెలలలో రెండు పర్యాయములు జరిగినట్టు ప్రధాని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:—

గత రెండుమాసాలలోనూ ఇండియా ఉత్తర సరిహద్దులో రెండు పర్యాయములు వియత్తల అతిక్రమణలు సంభవించినట్లు ప్రధాని నెహ్రూ నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి తెలియజేశారని తెలుస్తున్నది.

అయితే 30, 40 వేల అడుగుల ఎత్తున విగురుతున్నప్పుడు, అందులోనూ విమాన చోదకుడు కొద్ది క్షణాలలోనే సరిహద్దును దాటి పోగలిగినప్పుడు విమానాలను గుర్తించడం చాలా కష్టమని ఆయన చెప్పారు.

పార్లమెంటు సమావేశం కాబోతున్న సందర్భంలో నేడుజరిగిన కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈవిషయం తెలియజేశారు.

ఇండియా, చైనాదేశాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించిన వివరాలతో, ఉభయదేశాల అధికారులు సమర్పించిన రెండు నివేదికలు రేపు ప్రెసిడెంట్ బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించిన తర్వాత పార్లమెంటు ఎదుట వుంచబడతాయని ఆయన చెప్పారు. ఉభయదేశాల అధికారులు పరిశీలించిన వివరాలు ఈ నివేదికలలో వున్నవని ఆయన తెలియజేశారు.

నేపాల్ పరిణామాలను గురించి ఒకరు ప్రశ్నించగా, నేపాల్‌లో ఇటీవల సంభవించిన సంఘటనలు తమకు ఇంకా అందోళన కలిగిస్తూనే ఉన్నవని శ్రీ నెహ్రూ తెలియజేశారు.

నేపాల్‌తో ఇండియా సంబంధాలు, సహాయ కార్యక్రమాలు ఎప్పటివలెనే సాగుతున్నవనికూడా ఆయన చెప్పారు.

మార్చి 8 వ తేదీన ప్రారంభం కానున్న కామన్వెల్త్ ప్రధానుల సమావేశానికి హాజరయే నిమిత్తం తాను మార్చి 5 వ తేదీన లండన్‌కు బయలుదేరి వెళ్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.

బాబూజీ

"రోదసీయానం చేసేటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుని కూర్చోపెట్టద్దూ?"

శుక్రగ్రహం దిశగా రష్యాచే రాకెట్ ప్రయోగం

ఈ 'గ్రహాంతరయానస్థావరాన్ని' ఒక కృత్రిమ ఉపగ్రహంనుంచి పంపినట్టు 'టాస్' వివరణ

మాస్కో, ఫిబ్రవరి 13:—

శుక్రగ్రహం దిశగా రష్యా నిన్న "గ్రహాంతరయాన స్థావరం" అని పేరిడి ఒక రాకెట్‌ను ప్రయోగించినట్టు "టాస్" వార్తా సంస్థ నిన్న రాత్రి ప్రకటించింది.

ఈ రాకెట్ వచ్చే మేనెల ద్వితీయార్థంలో శుక్రగ్రహ ప్రాంతాన్ని చేరుకొనవలసివున్నదని కూడా "టాస్" పేర్కొన్నది.

ఈ "గ్రహాంతరయాన స్థావరం" బరువు 643.5 కిలోగ్రాములు (దాదాపు 1,420 పౌనులు). భూమిచుట్టూ ప్రదక్షిణం చేయుగల అత్యంత ఆధునికమైన అనేక అంచెలతో తయారు చేయబడిన రాకెట్‌తో మిక్కిలి భారమైన ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని నిన్న రష్యా రోదసిలోనికి ప్రయోగించిందని కూడా ఈ వార్తాసంస్థ పేర్కొన్నది.

ఈ గ్రహాంతరయాన స్థావరాన్ని, స్పుత్నిక్‌లో అమర్చి రోదసిలోనికి మొదట పంపించారని, అది అక్కడ స్పుత్నిక్‌నుంచి, తనంతట తానుగా విడివడి, వీనస్‌దెసకు ప్రయాణం చేస్తున్నదని టాస్ వార్తాసంస్థ ప్రకటించినది.

భారత కాలమానం ప్రకారం నిన్నమధ్యాహ్నం గం. 2—30 లకు, శుక్రగ్రహానికి ప్రయోగింపబడిన రాకెట్ స్థావరం భూమినుంచి 79,000 మైళ్ళదూరాన వున్నదని "టాస్" వార్తాసంస్థ వివరించింది.

మానవుడు అంతర్గ్రహప్రదేశాన్ని జయించే ప్రయత్నంలో, ఈ కొత్త ప్రయోగం అత్యద్భుతమైనదని సోవియట్ ప్రొఫెసర్ కార్పిన్ నిన్న ప్రకటించారు. మానవుడు గ్రహాంతరయానాన్ని చేయాలని కంటున్న కలలు దగ్గరపడే రోజు వచ్చినదని, గ్రహపరిశోధనలకిది ఎంతగానో ఉపకరించగలదని ఆయన తెలియచేశారు.

శుక్రగ్రహానికి ప్రయోగించబడిన ఈ స్పుత్నిక్, గ్రహాంతరయాన స్థావరంనుండి, ఫోటోలను తీసే పరికరాలను తన వెంట తీసుకువెళ్లినదని, మేఘాచ్ఛాదిత శుక్రగ్రహ భాగాల ఫోటోలను పంపగలదని భావిస్తున్నారు. ఇదివరకు సోవియట్ రష్యా ప్రయోగించిన స్పుత్నిక్, మరుగుపడిన చంద్రుని భాగాలను ఫోటో తీసింది.

ఈ స్పుత్నిక్, అంతర్గ్రహయాన స్థావరపు ఉనికికి, ప్రయోగానికి, పరిశీలనకు సంబంధించిన విషయాలపై పూర్తి భోగట్టా ఫోటోలద్వారా సేకరించగలుగుతుంది. సౌరమండల పరిమితిని కూడా తెలుసుకొంటుంది.

ఇది నిర్దేశిత మార్గాన చక్కగా పయనిస్తున్నదని నిన్నరాత్రి మాస్కోలో ప్రకటింపబడింది. దీని పరిభ్రమణాన్ని చూచి కనిపెట్టడానికి ప్రత్యేక స్థావరం సోవియట్ యూనియన్‌లో నెలకొల్పబడింది.

సుమారు ఒక వందరోజులలోపున శుక్రగ్రహాన్ని చేరగల స్పుత్నిక్‌ను సోవియట్ ప్రయోగించడం, దాని కాలవ్యవధి అంత తక్కువగా వుండడం నిజంగా అపూర్వమని ఫిలడెల్ఫియా గ్రహాంతరయానశాస్త్రజ్ఞుడు లెవిలిట్లే పేర్కొన్నారు.

సోవియట్ యూనియన్ ప్రయోగించిన అంతర్గ్రహయాన స్థావరంగల, స్పుత్నిక్‌ను ప్రయోగించిన వెంటనే నిన్న తాము చూచామని, దాని ప్రయాణాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేడు అన్నారు.

సోవియట్ యూనియన్, అందరూ అనుకొన్నట్లుగానే, ఈ కొత్త ప్రయోగాన్ని తలపెట్టినదనీ ఇది అద్భుతమైన ప్రయోగమనీ, ఈ ప్రయోగం ఫలితం కావాలని బ్రిటన్‌లోని జోడ్రెల్ పరిశోధన కేంద్ర డైరెక్టర్ బెర్నార్డ్ లోవెల్ ప్రకటించారు.

సోవియట్ శాస్త్రజ్ఞులు అమిత ఆసక్తిదాయకమైన, ఉత్సాహభరితమైన నూత్న ప్రయోగానికి పూనుకొన్నారని, ఈ స్పుత్నిక్ అనేక వింత వింత విషయాలను ఎరుక పరచగలదని బ్రిటన్ శాస్త్రజ్ఞులు ప్రొఫెసర్ హారీ మోసే అన్నారు.

స్పుత్నిక్‌ను రోదసిలోనికి పంపించిన కొన్ని గంటల తరవాత ఈ గ్రహాంతరయాన స్థావరం ఆ స్పుత్నిక్‌నుంచి విడివడి శుక్రగ్రహంపైపు ప్రయోగించేటట్లు చేయబడి వుంటుందని ఫ్రెంచి శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

సూర్యునిచుట్టూ నాల్గు స్పుత్నిక్‌లు

సోవియట్ యూనియన్ ఇదివరకు సౌరకుటుంబంలోనికి ఒక స్పుత్నిక్‌ను ప్రయోగించి పంపించింది. ఇది రెండవ స్పుత్నిక్. ఇప్పుడు సౌరకుటుంబంలో చేరిన స్పుత్నిక్‌లు నాలుగు. ఇందులో రెండు సోవియట్ యూనియన్‌వి, రెండు అమెరికావి.

1959 జనవరి 2వ తేదీన సోవియట్ సౌరమండలంలోనికి ప్రయోగించిన స్పుత్నిక్ పేరు "ప్రథమ లూనిక్." ఇది ఇంతవరకు [illegible] వేల మిలియన్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది. ప్రథమ లూనిక్ ఒక్కసారి సూర్యుని చుట్టిరావడానికి 450 రోజులు పడుతుంది. ఇది 1975 సంవత్సరంలో భూమిని సమీపించగలదు. దీని బరువు 1472 కిలోగ్రాములు. ఈ నాలుగు స్పుత్నిక్‌లలోను దీనిబరువు హెచ్చు.

ఉద్రిక్త వాతావరణంలో భద్రతా సంఘ సమావేశం ప్రారంభం: వాయిదా

అంతర్జాతీయ దర్యాప్తు ఏర్పాటు చేయాలని శ్రీ హామర్‌షెల్డ్ సిఫారసు

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 13:—

శ్రీ లుముంబా మరణం విషయంలో అంతర్జాతీయ దర్యాప్తు ప్రారంభించాలని సమితి సెక్రటరీ జనరల్ శ్రీ డాగ్ హామర్‌షెల్డ్ నేడు సిఫార్సు చేశారు. లుముంబా మరణవార్త విన్న ఉద్రిక్త వాతావరణంలో నేడు భద్రతాసంఘం సమావేశం ప్రారంభమైంది. కాంగోపై చర్చను వచ్చే బుధవారంవరకు వాయిదా వేసినది.

'ఈ ఘాతుకకృత్యాన్ని ప్రపంచం క్షమించదు' —మాస్కో రేడియో వ్యాఖ్య

ప్రెసిడెంట్ కెన్నెడీ దిగ్భ్రాంతి

వాషింగ్టన్, ఫిబ్రవరి 13:—

పాట్రిస్ లుముంబా చనిపోయాడన్న వార్త విని అమెరికా ప్రెసిడెంట్ శ్రీ జాన్ కెన్నడీ "స్తంభీభూతు డైనాడని" వైట్‌హౌస్ ప్రతినిధి శ్రీ పియరీసాలింగర్ నేటి రాత్రి ప్రకటించారు. ఈవార్త ఆయనకు దిగ్భ్రాంతి కలిగించినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి వెల్లడించారు.

లుముంబా మరణానికి సంబంధించి విదేశాంగ శాఖ ద్వారా తప్పించి ప్రస్తుతానికి మరెవరినుంచి ఎట్టి వ్యాఖ్యానం వెలువడదని ఆయన అన్నారు.

మాస్కో రేడియో ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 13:—

కాంగో తొలి ప్రధాని పాట్రిస్ లుముంబా మరణం వలసరాజ్యాలవారు సాగించిన దారుణ రాక్షస కృత్యం అని, రక్తదాహానికి అలవాటుపడ్డ బెల్జియన్ ఏజెంట్లు అతన్ని చంపివేశారని సోవియట్ యూనియన్ నేడు ఆరోపించింది.

లుముంబా చంపివేయబడ్డాడన్న వార్తలపై మాస్కో రేడియో వ్యాఖ్యానిస్తూ "వలసరాజ్యాలవారు గావించిన ఈ ఘాతుక కృత్యాన్ని ప్రపంచం క్షమించదని" పేర్కొన్నది.

సింగరేణి బొగ్గు గనులకు కేంద్రంచే 12.5 కోట్లు ఆర్థిక సహాయం

వ్యాగన్ల కొరతవలన ఇప్పటికి 64,000 టన్నులు నిలిచిపోయిందని పునరుద్ఘాటన

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 13:—

సింగరేణి బొగ్గుగనుల విస్తరణ కార్యక్రమానికై 12.50 కోట్ల రూపాయలు ఆర్థికసహాయం చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించినట్లు నేడిక్కడ విశ్వసనీయంగా తెలియవచ్చింది.

ప్రస్తుతం ఈ గనులలో ఏడాదికి 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. మార్చి నెలాంతానికి ఉత్పత్తి 26 లక్షల టన్నులకు పెరుగగలదని, తృతీయ పంచవర్ష ప్రణాళికాంతానికి సాలుసరి ఉత్పత్తి 60 లక్షల టన్నులకు పెరుగగలదని ఈ గనుల నిర్వాహకులు ఆశిస్తున్నారు.

సింగరేణి బొగ్గుగనులు ఇప్పుడు పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యాజమాన్యంలోనే వున్నవి. నూటికి 40 వంతులు వాటాలు కేంద్ర ప్రభుత్వంక్రింద వున్నవి. దక్షిణ భారత దేశమంతటిలోకి బొగ్గు పరిశ్రమ విషయంలో సింగరేణి అత్యంత ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించింది.

ఇటీవలనే దక్షిణ గోదావరి బొగ్గు గనుల ప్రాంతంలో రామగుండంవద్ద ఒకకొత్త గనికి ప్రారంభోత్సవం జరిగింది. తృతీయ పంచవర్ష ప్రణాళికాంతానికి ఈ ప్రాంతంలో ప్రారంభించడానికి నిర్ణయమైన ఎనిమిది బొగ్గు గనులలో ఇది ఐదవది. దక్షిణ గోదావరి బొగ్గు గనులు కొద్ది సంవత్సరాల క్రిందటనే ప్రారంభించబడినవి. ఈ గనులలో 16 కోట్ల టన్నుల శ్రేష్ఠమైన బొగ్గు లభించగలదని అంచనా వేశారు.

సింగరేణి గనులలో ఉత్పత్తి సంతృప్తికరంగానే వున్నదని, అయితే ఈ బొగ్గును చేరవేయడానికి వ్యాగన్లు తగినన్ని లభించడం లేదని గనుల నిర్వాహకులు ఫిర్యాదు చేస్తున్నారు.

వ్యాగన్లు బొత్తిగా తక్కువగా వుండడంవల్ల రుద్రంపూర్ గనులలోని ఒక విభాగంలో తాత్కాలికంగా పనిని ఆపుచేయ వలసి వచ్చింది. ఈగని ఉత్పత్తి రోజుకు సుమారు 500 టన్నులు.

వ్యాగన్లు తగినన్ని లభించక పోవడంవల్ల గని ప్రాంతంలో అడుగుమేరకూడా ఖాళీ లేకుండా బొగ్గు నిల్వలు విపరీతంగా పేరుకొని పోయి వున్నవని సింగరేణి గనులకు చెందిన అధికారి ఒకరు తెలియజేశారు.

ఇక క్రొత్తగా త్రవ్వితే పోయడానికి ఏమాత్రం చోటు లేకుండా—సుమారు 64 వేల టన్నుల బొగ్గు నిల్వలు బెల్లంపల్లి, కొత్తగూడెం గనుల ప్రాంతంలో పేరుకొని వున్నవి. ఈ బొగ్గును చేరవేయడానికి రోజుకు 450 వ్యాగన్లు అవసరమై వుండగా, 350 వ్యాగన్లను మాత్రమే సెంట్రల్ రైల్వే అధికారులు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్లిష్ట పరిస్థితిని గురించి గనుల అధికారులు బొగ్గు సరఫరా కంట్రోలర్‌కు రైల్వే అధికారులకు తెలియజేశారు.

తాజా వార్తలు

హింసాచర్యలు చెలరేగకుండా సమితి కట్టుబాట్లు

సర్వసన్నద్ధంగా ఉండాలని సేనలకు హెచ్చరిక

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 13:—

లుముంబా మరణాన్ని పురస్కరించుకొని కాంగోలో హింసాచర్యలు చెలరేగే ప్రమాదాన్ని ఎదుర్కొనడానికిగాను మిత్రరాజ్య సమితి దళాలన్నిటినీ తగు జాగరూకతతో ఉంచారు.

ముఖ్యంగా లుముంబా అనుకూల రాష్ట్రాలైన వోరియంటేల్, కివూ రాష్ట్రాలలో గట్టి ఏర్పాట్లు చేయబడ్డాయి.

దయాళ్ ప్రకటన

లుముంబా హత్యోదంతాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తూ మిత్రరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ ఇలా అన్నారు: "లుముంబా హత్య చేయబడినాడన్న వార్తలు నన్ను తీవ్రమైన దిగ్భ్రాంతిలో, భయాతిరేకంలో ముంచెత్తివేశాయి. రాజకీయ నాయకులను ఈవిధంగా హత్యచేయడం తీవ్రమైన పరిణామాలకు దారితీయక తప్పదు. దీనికి బాధ్యులెవరో వారిని ఇప్పుడు బైటికిలాగాలి."

ఉత్కళ్‌ప్రదేశ్ కాంగ్రెసు కమిటి నూతన అధ్యక్షుడు

శ్రీ బిజూయానందపట్నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక

భువనేశ్వర్, ఫిబ్రవరి 13:—

ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ నూతన అధ్యక్షుడుగా శ్రీ బిజూయానంద పట్నాయక్ నేటి రాత్రి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో — మిశ్రమ మంత్రివర్గాన్ని వ్యతిరేకించే పక్షానికి ఆయన నాయకుడు.

ఈ నెల 15 వ తేదీన సూర్యగ్రహణం

హైదరాబాద్, ఫిబ్రవరి 13:—

ఈనెల 15 వ తేదీన మధ్యాహ్నం 11—30 నిమిషాలకు ప్రారంభం కానున్న సూర్యగ్రహణం, హైదరాబాద్‌లో కనపడదని, అబ్జర్వేటరీల డైరెక్టర్ జనరల్ తెలియజేశారు. ఉత్తర ఆఫ్రికాలో చంద్రుని నీడ, భూమిపై తొలిసారిగా పడడంతో ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణకాలం నాలుగుగంటల 21 నిమిషాలు.

ఉత్తర భారతదేశంలో రాయ్‌పూర్, షిల్లాంగ్, జోర్హాట్ మున్నగు ప్రాంతాలలో సూర్యగ్రహణం కొంతవరకు కనుపిస్తుంది. కలకత్తా, భువనేశ్వర్, హైదరాబాద్, మద్రాసు, కొడైకెనాల్‌లలో ఇది కనిపించదు.

సిమ్లా, ఫిబ్రవరి 13:—

తారాదేవి ప్రాంతంలో మంచుకురిసిన ఫలితంగా, ఒక సాలోపునుంచి జారిపడి ఒకపట్వారీ మరణించాడు. ఇలాగ మరణించినవారు ఇంతవరకు 6 గురు.

గుంటూరు జిల్లాలో బస్సు రవాణా జాతీయకరణ చెల్లదు

—ఆంధ్ర హైకోర్టు తీర్పు

హైదరాబాద్, ఫిబ్రవరి 13:—

గుంటూరు జిల్లాలో బస్సుల జాతీయకరణ పథకం చెల్లనేరదని సహులు చేస్తూ ఆజిల్లా బస్సుయజమానులు దాఖలుచేసుకున్న దరఖాస్తులను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచిలో న్యాయమూర్తులు శ్రీ మనోహర ప్రసాద్, శ్రీ కుమారయ్య గార్లు ఆమోదించారు.

ఈదరఖాస్తు దార్లు మోటారుబళ్ళ చట్టాన్ననుసరించి గుంటూరుజిల్లాలో బస్సు రవాణాకు పర్మిట్లు పొంది వున్నారు.

ఈ చెల్లనేరని ఉత్తర్వుద్వారా ప్రభుత్వం

(మిగతా 3వ పేజీలో)

పది లక్షలకు మించి

ఏటేటా పది లక్షలకు మించి డబ్బాలు అమ్మకొని మగుచున్న ఏ. మేము గర్వింప దగిన ఫలసిద్ధి. మా ఖాతాదారుల విశేష ప్రియ అభీష్టతకు ధన్యవాదాలు.



ఏప్‌కొలైట్ సింథెటిక్ ఎనామెల్

జ్ఞాపకముంచుకోండి..... ఏ ఉపరితలమునకైనా రంగువేయాలంటే కావలసినది ఏషియన్ పెయింట్స్

Alvars-A-SES TED

ఇండియన్ పెయింట్ అసోసియేషన్

సంగ్రహ ప్రకటనలు

ఏజంటు కావలెను

విజయవాడలో 'ఆంధ్ర భూమి' డెక్కన్ క్రానికల్, తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలు అమ్ముటకు తక్షణమే ఏజెంటు కావలెను. వెల్కం హోటల్ రూమ్ నెం. 4 లో బసచేస్తున్న రిప్రజెంటెటివ్‌ను వెంటనే కలుసుకొని ఖాయము చేసుకొనవచ్చును.

కనపడుటలేదు

సామి కృష్ణమూర్తి 22 సం. లు వలుపు చాయ, 5 అ. 2 అం. ఎత్తు, నగం లాగు, చొక్కా — మెడలో వెండి తాయెత్తు—ఆంజనేయస్వామి బిళ్ల ఉన్నది. మతి స్థిమితంలేదు. ఏదో ధోరణిగా మాట్లాడుతాడు. 7—2—61 నుంచి కనపడటంలేదు. జాడతెలిపిన తగినబహుమతి యియ్యబడును. తండ్రి: సామి శ్రీరాములు, యుండ్లూరు పోస్టు, ఒంగోలు తాలూకా.

నిర్యాణం

మా తల్లిగారైన సుభద్రమ్మగారు (స్వర్గీయ శీరం వెంకటనారాయణనాయుడుగారి సతీమణి) 10—2—61 తేదీన విజయవాడలో మా స్వగృహములో పరమపదించి ని తెలుపుట కెంతయూ విచారించుచున్నాము.

రాముదాసు, కృష్ణమూర్తి, భాస్కరరావు.

ప్రకటన

జామి పంచాయతి, విశాఖజిల్లా

జామి పంచాయితీ అధికారములో వున్న రోజువారీ మార్కెట్టు, వారపు సంత, కార్టు స్టాండు, కమేలా ఫీజులు 1—4—'61 తేదినుంచి 31—3—1962 తేదీవరకు వసూలు చేసుకొను అధికారమును, పంచాయతీ కార్యనిర్వాహాధికారిచే 27—2—61 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలు లగాయితూ యీ ఆఫీసు వద్ద బహిరంగ వేలం వేయబడును. వేలం పాటలలో పాల్గొనదలచినవారు వేలం షరతులు, తదితర భోగట్టాలు ఆఫీసు పనిచేయు వేళలలో తెలిసికొనవచ్చును.

(సం.) హెచ్. జగన్నాధరావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

వేలము నోటీసు

ఏడిద పంచాయతి

ఏడిద పంచాయతీ తాలూకు ఒంగోలు గిత్త, పెద్దచెర్వు, చిన్నచెర్వుగట్లమీది కొబ్బరిచెట్ల ఫలసాయం, సంత, కార్టుస్టాండులలో పన్ను వసూలుచేసుకునే హక్కు బహిరంగముగా ది. 24—2—1961 వ (శుక్రవారం) మధ్యాహ్నము 11 గం. లకు పంచాయతీ ఆఫీసువద్ద వేలం వేయబడును. పాటపాడదలచినవారు డిపాజిట్టు చెల్లించి పాటయందు పాల్గొనవచ్చును. ఇతర విషయములు ఆఫీసు పనిచేయుకాలములో తెలిసికొనవచ్చును,

కార్యనిర్వాహకాధికారి.

కావలెను

బాపట్ల మునిసిపాలిటీ

ఈ మునిసిపాల్టీలో రు. 90—4—110—150 మరియు మామూలు అలెవెన్సులతో హెల్తు విజిటరుగా పనిచేయుటకు సమోదు చేయబడిన దరఖాస్తు ఫారంతో 10—3—61 వరకు దరఖాస్తులు తీసుకొనబడును.

1. వయస్సు మరియు అర్హతలు.
(1) అభ్యర్థి 10—3—61 తేదీనాటికి 25 సంవత్సరములకు తక్కువ గాని 38 సంవత్సరములకు ఎక్కువ గాని వయస్సువారై యుండరాదు.
(2) భారత రెడ్‌క్రాసు సంఘము యొక్క మదరాసు బ్రాంచికి జతపరచిన హెల్తు విజిటర్ల ట్రయినింగుస్కూలు ఎక్జామినర్సు బోర్డువారిచే యివ్వబడిన డిప్లమా కాని లేక డిల్లీలోని లేడీ రీడింగు హెల్తు స్కూలువారి డిప్లమాకాని లేక కలకత్తాలోని సోషియల్ హెల్తువర్కర్సు ట్రయినింగు స్కూలువారి డిప్లమా కాని కలిగి యుండవలయును.
2. సమోదు పరచిన దరఖాస్తు ఫారము, చిరునామా మరియు తపాల బిళ్ల అంటించిన కవరు పంపినవారికి యీ ఆఫీసు నుండి పంపబడును.
3. దరఖాస్తుతోపాటు అవసరమైన సర్టిఫికెటు కాపీలు అటెస్టు చేయించి జతపరచి పంపవలెను.
4. అభ్యర్థి తెలుగు, ఇంగ్లీషు తెలిసిన వారుగా నుండవలెను.

(సం) యి. రామచంద్రన్,
కమీషనర్ యిన్చార్జి.

నోటీసు

ఎస్టేట్సు అబాలిషన్ ట్రిబ్యునల్ కోర్టు, చిత్తూరు.

ఒ. పి. నం. 43 ఆఫ్ 1960.

పిటీషనరు : రాజా శంకర్ రాయల్ వై. బి.

రెస్పాండెంట్లు : రాజా వీరబసవ చిక్కరాయల్, తదితరులు.

ఇందుమూలమున తెలియపరచున దేమనగా, పుంగనూరు ఎస్టేటు జమకు డిపాజిటు చేయబడి వున్న మొత్తంలో పైనల్ కంపెన్సేషన్‌లో నుండి తన క్లెయిము రు. 21,720—లు రికగ్నైజు చేయవలసిందిగా కోరుతూ పిటీషనరు దాఖలుచేసిన పై పిటీషను 27—2—61 తేదీకి వాయిదా వేయబడింది.

వి. వి. గౌరీశంకర్,
పిటీషనరు తరపు అడ్వొకేటు.

సభలు – సమావేశాలు

బందరు శ్రీ చల్లపల్లి రాజావారిబంగళాలో కస్తూరిబా మెమోరియల్ మెటర్నిటీఆస్పత్రి కార్యవర్గ సమావేశం ఫిబ్రవరి 14న జరుగును.

శ్రీ శార్వరినామ సంవత్సర
మాఘ బహుళచతుర్దశి
1961 ఫిబ్రవరి 14, మంగళవారం
చతుర్దశి సా. 5—20 వరకు
శ్రవణం రా 10—8 వరకు
వర్జ్యం రా. 1—31 నుండి 3—5 వరకు

ఆంధ్రప్రభ

1961 ఫిబ్రవరి 14, మంగళవారం

చిరవాంఛితం

శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరవాంఛితమైన వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నాడైనా ప్రారంభమంటూ జరగడం అత్యంత సంతోషదాయకం. ఇందుకు నిర్విరామంగా కృషి చేసిన ఆంధ్రప్రభుత్వాన్ని ఎంతైనా అభినందించవలసి ఉన్నది.

రిజర్వాయరు నిర్మించవలసిన స్థలాన్నిగురించి ఒరిస్సాతో ఒప్పందం కుదరకపోవడం ఇంత కాలం ఈ శుభారంభానికి పెద్ద ప్రతిబంధకంగా ఉంటూ వచ్చింది. ప్రతిపాదించిన ప్రతిస్థలానికీ ఒరిస్సావారు అభ్యంతరం చెపుతూనే వచ్చారు. రిజర్వాయరు మూలంగా వారి భూభాగాలు మునగడం వారికి ఎంతమాత్రం సమ్మతం కాలేదు. అది కారణంగా తుదకు, వారికి ఏమంత నష్టంలేని పద్ధతిలో, గొట్టవద్ద రిజర్వాయరు నిర్మాణానికి నిశ్చయించడం జరిగింది. దానికి ఉపాంగంగానే, నేరెడి ఆనకట్ట నిర్మాణంకూడా జరగవలసి ఉన్నది.

గొట్టవద్ద రిజర్వాయరు నిర్మాణమైతే. అచటినుండి పల్లపు కాల్వలద్వారా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు మూడులక్షల యెకరాలు సాగులోనికి వస్తాయి. కాని, ఈ రిజర్వాయరు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వపు ఆమోదముద్ర ఇంకా పడలేదు. అది లభించడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు.

కాని, ఈలోపున నేరెడి ఆనకట్ట నిర్మాణమైనా ప్రారంభించాలని ఆంధ్రప్రభుత్వం ఉత్సహించింది. దీనికి ఒక కోటి రూపాయలకంటె ఎక్కువ ఖర్చు కాదు. ఎగువ కాల్వ ద్వారా, మొదటిదశలో 18 వేల యెకరాలకు, రెండవ దశలో 26 వేల యెకరాలకు దీనివలన నీరందుతుంది. ఈ ఆనకట్టమూలంగా ఒరిస్సాలో నీటమునిగే ప్రాంతం 106 ఎకరాలు మాత్రమే.

గొట్టవద్ద రిజర్వాయరుకూడ కట్టి ప్రాజెక్టును పూర్తిచెయ్యడానికి అయ్యే ఖర్చు రు 12 కోట్లు. అనగా, అందులో 12 వ వంతు ఖర్చుతోనే నేరెడి ఆనకట్ట పని పూర్తిచెయ్యవచ్చు. అదే ఇప్పుడు సంకల్పించబడింది. కాని, గొట్టవద్ద రిజర్వాయరు సైతం నిర్మాణమైతేతప్ప, శ్రీకాకుళం ప్రజల చిరవాంఛితం యీడేరినట్టు కానేరదు.

తృతీయ ప్రణాళికలో వంశధారా ప్రాజెక్టుకు ఆంధ్రప్రభుత్వం కేటాయించిన మొత్తం రు 3 కోట్లేనని తెలియవస్తున్నది. ఈ లెక్కను తృతీయ ప్రణాళిక కాలంలోనే ఈ ప్రాజెక్టుపని పూర్తికాని పక్షంలో ఇది కొంత నిరుత్సాహజనకమే. తృతీయ ప్రణాళిక కాలంలోపలనే దీనిని పూర్తిచేసే అవకాశాలు లేవా?

ఏమైనప్పటికీ పెక్కు అవరోధాల నతిక్రమించి, అకుంఠిత దీక్షతో, నేటికైనా ఈ మహాకార్యం ఉపక్రమించగలిగిన ఆంధ్రప్రభుత్వాన్ని మిక్కిలిగా అభినందిస్తున్నాము. ప్రారంభించడంలో చూపిన పట్టుదల దీనిని పూర్తి చెయ్యడంలో సైతం నువ్యక్తంకావడమే ఇక కావలసినది.

వంశధారపై ఆనకట్ట నిర్మాణానికి సుమారు నూరేండ్లనాడే కాటన్ మహాశయుడు పరిశోధనలు జరిపాడు. కాని, తలపెట్టిన నాయుడు లేకపోయినందువల్ల అది ఇప్పటివరకూ తీరని కోరికగానే ఉండిపోయింది. ఈ నూరేండ్లకాలంలోనూ తొమ్మిది పర్యాయములు ఈ మండలం మహాభయంకరమైన క్షామానికి గురియై విపరీత బాధ లనుభవించింది. అది పునరావృత్తం కాకుండాలంటే, వంశధార సత్వర నిర్మాణం అవసరం.

శ్రీ దయాళ్ ఆక్షేపణ

(3 వ పేజీ తరువాయి)

అను పంపినట్లు తెలుస్తున్నది. మరి కొంతమంది లియోపాల్డ్‌విల్లీనుంచి బయలుదేరి వస్తున్నారు. ఈ సరిహద్దు ప్రాంతానికి తమసైన్యాలను పంపనున్నట్లు సమితి కార్యాలయం ప్రకటించింది. కాని ఇంతవరకు పంపలేదు.

లియోపాల్డ్‌విల్లీనుంచి దక్షిణ కాస్టైకీకూడా చిన్న తరహాలో సైన్యాలు తరలించడం జరుగుతున్నట్లు వార్తలువస్తున్నవి. ఇక్కడ "పైనింగు" రాష్ట్రానికి ప్రెసిడెంట్‌నని తనకు తానే ప్రకటించుకున్న ఆల్బర్ట్ కలోంజీ బలప్రయోగం ద్వారా ప్రాదేశిక విస్తరణ జరుపబోతున్నాడని బెదిరిస్తున్నాడు.

ఈ పరిస్థితులవల్లను, శ్రీ లుముంబా అదృశ్యం కావడంవల్ల ఏర్పడతగ్గ పరిణామాలవల్లను, కాంగోలో సమితి చర్యల భవిష్యత్తు విషయమై సమితి కార్యాలయంలో నైరాశ్యం ప్రబలింది.

కాంగో అంతర్యుద్ధంలో సమితి భాగస్వామ్యం వహించబోదనీ, అలా జరిగే పక్షంలో అది తన సైన్యాలను ఉపసంహరించవలసివుంటుందని సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హేమర్‌షెల్డ్ అన్న మాటలను పరిశీలకులు జ్ఞాపకం చేస్తున్నారు.

కాంగోలో పెద్ద పెట్టున యుద్ధం అప్పుడే ప్రారంభముయిందనీ, దేశమంతటా ఇలాగే జరగడం చాలా దగ్గర పడిందనీ వారు నమ్ముతున్నారు.

స్టాన్లీవిల్లీ ప్రభుత్వంతో "ప్రతినిధు"ల వినిమయం

జరుపుకోవాలని యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్ నిర్ణయం

కయిరో, ఫిబ్రవరి 13:— లుముంబా అనుకూలుడైన ఆంటాయిన్ గిజెంగా ప్రభుత్వంతో "ప్రతినిధులను" వినిమయం జరుపుకోవాలని యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్ నిర్ణయించుకొన్నట్లు కైరో రేడియో నిన్నను ప్రకటించింది.

శ్రీ సాలుము, శ్రీ ములిలో లిద్దరూ గిజెంగా ప్రభుత్వానికి కయిరోలో ప్రాతినిధ్యం వహిస్తారని కూడా ఈరేడియో తెలియజేసింది. శ్రీ లుముంబా మంత్రివర్గంలో కల శ్రీ ములిలో విద్యామంత్రిగా పనిచేశారు. స్టాన్లీవిల్లీలో యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నది.

ఇది గిజెంగా ప్రభుత్వాన్ని యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్ గుర్తించడమేనని ప్రభుత్వ ప్రకటన తెలియజేయకపోయినప్పటికీ ఒప్పందపు ఆంతర్యం అదేనని పరిశీలకులు భావిస్తున్నారు.

బెల్జియన్ రాయబార కార్యాలయంపై రాళ్లు

ఇక్కడ బెల్జియన్ రాయబార కార్యాలయం పైన విద్యార్థులు నిన్నను రాళ్లు రువ్వారు. శ్రీ లుముంబాను బలపరుస్తూ విద్యార్థులు ఇక్కడ ప్రదర్శన జరిపారు. ప్రదర్శకులలో ఎక్కువమంది ఆఫ్రికన్ విద్యార్థులు.

పోలీసు దళాలు వెంటనే వచ్చి నలుగురు ప్రదర్శకులను అరెస్టు చేశారు.

రాయబార కార్యాలయపు కొన్నికిటికీల తలుపులు పగిలినవి. ఇంతకుమించి ఇంకేమీ నష్టం జరగలేదని తెలుస్తున్నది.

సమితిప్రతినిధినిచూడడానికి షోంబే నిరాకరణ

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 13:— కాటంగాలో సమితి ప్రతినిధి అయిన శ్రీ బెరెండ్సన్ ప్రతినిధి శ్రీ మిచెల్ టాంబెల్లైన్ నిన్న ఉదయం శ్రీ షోంబేతో కొద్దిసేపు సమావేశమయారు.

శ్రీషోంబేని కలుసుకుందామని శ్రీటాంబ్లైన్ సాయంత్రం మళ్లీ వెళ్లారు. అయితే, షోంబే సైనిక సలహాదారుడైన కర్నల్ వెబర్ (బెల్జియన్)ను మాత్రమే ఆయన కలుసుకోగలిగారు. తనముగాని, జనరల్ ఇయానూనుగాని శ్రీ షోంబే చూడబోవడంలేదని కర్నల్ వెబర్ ఆయనకు తెలియజేశారు.

వివాహమహోత్సవం

కాకినాడ, ఫిబ్రవరి 13:— ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులూ ఆయిన శ్రీ మల్లిపూడి పళ్లంరాజుగారి కుమారుడు చిరంజీవి శ్రీరామసంజీవరావుకూ, గెద్దనపల్లి వాస్తవ్యులు శ్రీపంతం కామరాజుగారి కుమార్తె చి. సౌ. రామరాజేశ్వరమ్మకూ ఫిబ్రవరి 9న వివాహం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య, మంత్రులు అల్లూరి సత్యనారాయణరాజు, పట్టాభిరామారావు, పిడతల రంగారెడ్డి, చంద్రమౌళి, రామచంద్రారెడ్డి గార్లు అనేకమంది శాసన సభ్యులు, అధికార్లు వివాహానికి హాజరైనారు.

ఉపరాష్ట్రపతి, కేంద్ర ఆంతరంగికశాఖామంత్రి, ఆంధ్ర గవర్నరు, ఇతర కేంద్ర మంత్రులు,ఆంధ్రమంత్రులు, న్యాయమూర్తుల వద్దనుంచి వధూవరులను ఆశీర్వదిస్తూ సందేశాలు వచ్చినయి.

కాకినాడ సూర్యకళామందిరంలో పళ్లంరాజుగారు గొప్పవిందు చేశారు. మద్రాసుకు చెందిన కుమారి రత్నపాప భరతనాట్య ప్రదర్శన జరిగింది.

సుప్రసిద్ధ ప్రజా సేవకుడు కీ. శే. వట్టికోట ఆళ్వారుస్వామి

కీ. శే. ఆళ్వారుస్వామి

పరమ దేశ భక్తుడు, నిస్వార్థ ప్రజా సేవకుడు, తెలంగాణ విముక్తికి అనేక ముఖముల రాజకీయముగా కష్టనష్టములకు గురియై ఆహరహములు పాటుబడిన మహావీరుడు అయిన శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామిగారి అకాలమరణము చాల విచారకరమైన విషయము.

బడి యొగగొట్టి ఇంటినుండి పారిపోయి వచ్చి హోటలులో సర్వరుగా నెలకు నాలుగు రూపాయల జీతముతో జీవితమును ప్రారంభించిన ఆళ్వారుస్వామిగారు దేశభక్తుడై, ప్రజాసేవకుడై అభ్యుదయ వాదియై కారాగారశిక్షల ననుభవించి చివరకు "దేశోద్ధారక గ్రంథమాల" స్థాపకుడును ప్రకాశకుడునై, "దేశోద్ధారక సూచీ గ్రంథాలయము"ను నెలకొల్పిన మహావ్యక్తిగా తేలుట ఆశ్చర్యమును కలిగించునదిగాని మంరొకటికాదు.

క్రీ. శ. 1914 సంవత్సరమున జన్మించిన ఆళ్వారు స్వామిగారు నలుబది యేడవ యేట 1961 సంవత్సరము ఫిబ్రవరి 5 వ తేదీ రాత్రి 2 గంటలకు గొడ్డలిపెట్టుగా ఒక్కసారి గుండె యాగి సికింద్రాబాదు మారేడుపల్లిలో మరణించిరి.

శ్రీ ఆళ్వారుస్వామిగారు క్రీ. శ. 1938 వ సంవత్సరమున "దేశోద్ధారక గ్రంథమాల"ను స్థాపించిరి. కీ. శే. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారి స్మారక చిహ్నముగా దానిని వెలకొల్పిరి. ఆ గ్రంథమాలద్వారా రాజకీయ విజ్ఞానమును కలిగించి, స్వాభిమానమును పురికొల్పి—సత్వరకర్తవ్యము నుపదేశించు గ్రంథములను

రచన :
శ్రీ కేతవరపు రామకోటిశాస్త్రి

మనిషి యేపంథా నవలంబించవలయునో అని ఆలోచించుటకు ముందు వివిధ పంథాలను తెలిసికొనుట ముఖ్యము." అను ఆశయముతో శ్రీ ఆళ్వారు స్వామిగారు ప్రచురించిరి. ఇప్పటికి 33 గ్రంథముల నాయన ప్రచురించెను. పూరక గ్రంథములను ప్రచురించుటయే కాక తెలంగాణమున మూల మూల తిరిగి ఆయా గ్రంథములను ప్రజలకు సరసమైన ధరల కందజేసిరి. తెలంగాణమున తెలుగుపఠన మింతగా వ్యాప్తి యగుటకు శ్రీ ఆళ్వారుస్వామిగారి దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణములు ముఖ్యకారణమని చెప్పవచ్చును. తెలంగాణమున మారుమూలల నున్న రచయితలకు చాల మందికి ప్రోత్సాహమిచ్చి వారి వారి రచనలను సేకరించి శ్రీ ఆళ్వారు స్వామిగారు ప్రచురించిరి. ఆయన మంచిదనుకొన్న గ్రంథము తెనుగులో గాక మరియే యితరభాషలో మున్ననువెంటనేదానినిఅనువాదంచేయించి ముద్రించుటయం దాయన కాసక్తి మిక్కుటము.

అన్నిటినిమించి ఆయన పేరుమీద స్థిరము గానిలువ వలసినది ఆయన నెలకొల్పిన "దేశోద్ధారక సూచీ (రిఫరెన్సు) గ్రంథాలయము". ఈ గ్రంథాలయము కేవలము శ్రీ ఆళ్వారు స్వామిగారి స్వయం కృషిమీద నెలకొల్పబడినది. ఈగ్రంథాలయమున ప్రాచీనములై ఇప్పుడు లభింపని గ్రంథములు పత్రికలు చాలగలవు. పత్రికల విషయమే ముఖ్యముగా పేర్కొనదగినది. తెలంగాణమున మొట్టమొదట ప్రచురింపబడిన తెలుగు పత్రిక "నీలగిరి" సంచికలను సంపాదించుటకు శ్రీ ఆళ్వారుస్వామిగారు పడిన శ్రమ ఇంతంత యనరానిది. ఆయన తన దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణములను తీసికొని దేశమున తిరుగుటలో ఎక్కడ ఏ ప్రాత కనిపించిన దానిని సంపాదించి తెచ్చి బైండు చేయించువరకు ఆయనకు నిద్రపట్టెడిదికాదు. ఆవిధముగా "నీలగిరి—సుజాత—తెలుగు తల్లి—అభ్యుదయ — భారతి—కృష్ణా పత్రిక — మీజాన్ — తెలంగాణం—ఈ మొదలైన పత్రికలు చాల వెనుకటివి. ఇవిగాక ఉరుదు భాషలో వచ్చినవి సంపుటములుగా సమర్చి శ్రీ ఆళ్వారు స్వామిగారు తమ గ్రంథాలయమున నుంచిరి. ఇప్పటికి నెలకు నలుబది రూపాయల విలువకు తక్కువగాని పత్రికలు బహు విధములైనవి ఆ గ్రంథాలయమునకు వచ్చును. దినపత్రికలుకూడ సంపుటములుగా బైండు చేయించి శ్రీ ఆళ్వారు స్వామిగారు తమ గ్రంథాలయమున నుంచినారు. ఆ విధముగా ఆ గ్రంథాలయము గొప్ప రిఫరెన్సు గ్రంథాలయము కావలయునని ఆయన సంకల్పము. అంతయు ఆయన స్వయంకృషి. ఇప్పుడా గ్రంథాలయమున కొన్ని వందల పుస్తకములు — కొన్ని వందల పత్రికా సంపుటములు కలవు.

ఇప్పడి గ్రంథాలయమేమికావలయునను ?దిని కొకసూచన.

శ్రీ ఆళ్వారు స్వామిగారు సుమారొక సంవత్సరము నుండి మారేడుపల్లిలోని మునిసిపల్ క్వార్టర్సులో నివసించుచున్నారు. మునిసిపాలిటీవారి ఒక ఇంటిని అద్దెకు తీసికొని అందుగ్రంథాలయము నుంచిరి. బహువిషయములకు సంబంధించిన పరిశోధనలు చేయుటకా గ్రంథాలయము మిక్కిలి ఉపయోగపడునది గనుక హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్‌వారు ఆ గ్రంథాలయము నేదో నొక విధముగా స్వాధీనము చేసికొని,ఆయన నివసించు ఇల్లుగాని, లేక గ్రంథాలయము ప్రస్తుతమున్న ఇల్లుగాని ఆగ్రంథాలయ భవనముగా చేయువలయును. మరియు నాగ్రంథాలయము నక్కే ముందు ముందుఅభివృద్ధి చేయవలయును. అందుకు కావలసినచో ప్రజలనుండి ధన సహాయము నభ్యర్థించి పొంద వచ్చును.శ్రీ ఆళ్వారు స్వామిగారి జీవితాశయము గ్రంథాలయమట్లు స్థిరమై అభివృద్ధినిపొందుటయే. ఆ విషయమునే ఆయన చేసిన ప్రజా సేవకు— ఆయన త్యాగనిరతికి ఆయనతరువాత నిలిచినదా గ్రంథాలయమే. ఒక్క వ్యక్తి తన స్వయం కృషిమీద అట్టి గ్రంథాలయము దేశము యొక్క ఉపయోగము కొరకు నెలకొల్పి ఆయన బ్రతికియున్నంతకాలము దాని అభివృద్ధి చేసినాడు.. ఆయన తరువాత మునిసిపల్ కార్పొరేషను వంటి ప్రజా సంస్థదానిని చేపట్టి నిర్వహించుటయే యుచితము. ఒక వ్యక్తికి సాధ్యమైనపని ప్రజాస్వామ్య యుగములో నొక సంస్థకు సాధ్యము కాకపోదు. అది "దేశోద్ధారక సూచీ గ్రంథాలయము"గనే ఉండవలయును. అపుడది శ్రీ ఆళ్వారు స్వామిగారి స్మారక చిహ్నముగా గూడ నుండగలదు. ఈ విషయమున హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషను తప్పక శ్రద్ధవహింపవలసినదిగా ప్రార్థించుచున్నాను.ఆ కార్పొరేషన్ అట్లు శ్రద్ధతీసికొని ఆ గ్రంథాలయము నక్లే కొనసాగించునట్లు సికింద్రాబాద్—హైదరాబాద్ పౌరులు శక్తివంచనలేకుండా ఆర్థికముగా సహాయము చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాను.

శ్రీ ఆళ్వారు స్వామిగారినిజాముతో— క్రమబద్ధమైన ప్రజాసేవ సికింద్రాబాదు—హైదరాబాదు పౌరులకు క్రొత్తగాచెప్పవలసిన పనిలేదు. ఆయన బ్రతికినంతకాలము ఆయన విస్ఫుక్తధర్మము నాయన చేసెను. అట్లే మనమును మన ధర్మమును చేయవలయును.

ఆ విధముగా మునిసిపల్ కార్పొరేషనువారు "దేశోద్ధారక సూచీ గ్రంథాలయము" తమ యధీనమునందుంచుకొని శ్రీ వట్టికోటఆళ్వారు స్వామిగారి స్మారకచిహ్నముగా, కొనసాగించుచు అభివృద్ధిచేయుచో నేను ఉడుతా భక్తిగాముందు నూరు రూపాయలు గ్రంథాలయమున కీయగలను. మరియు కార్పొరేషను అట్లు చేయుటకు ప్రార్థించు చున్నాను.

"దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి ఆంధ్రదేశమునకు గొప్ప భాషాసేవ చేసిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుగారిని చిరస్మరణీయులుగా చేసియున్నారు"ని శ్రీ కొండా వెంకట రంగారెడ్డిగారి చేతను, "ఆంధ్రులవిజ్ఞానాభివృద్ధికి శ్రమించునట్టి" వ్యక్తియని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి చేతను "తమరు చేయుచున్న ఆంధ్రభాషాసేవ ప్రశంసనీయమై యున్నదని శ్రీమాడపాటి హనుమంతరావుపంతులుగారి చేతను మిక్కిలిగా ప్రశంసింపబడిన ఉత్తమవ్యక్తి శ్రీ ఆళ్వారు స్వామిగారు మనకులేరు.ఆయన నెలకొల్పిన "దేశోద్ధారక సూచీగ్రంథాలయమే మన కున్నది. దానిని మనము కాపాడుకొనవలయును. ఇది మన కర్తవ్యము.

మరియు శ్రీ ఆళ్వారు స్వామిగారు తలపెట్టిన కార్యక్రమము చాలయున్నది. ముఖ్యముగా శ్రీ వానమామలై వరదాచార్యులవారి మహాప్రబంధము "పోతన చరిత్ర" ముద్రణమసగములో నిగిలిపోయినది. దానితోపాటు మరికొన్ని ముద్రణమున కాయన సిద్ధము చేసి యుంచిన గ్రంథములు యున్నవి. సగము ముద్రింపబడిన "పోతన చరిత్రము"ను పూర్తిగావించుటయు మిగిలిన గ్రంథముల విషయమున శ్రద్ధ తీసికొని కృషిచేయుటయు ఆయన మిత్రులబాధ్యత.శ్రీ దాశరథి, శ్రీ సి. నారాయణరెడ్డి, శ్రీ రామరాజు, శ్రీకాకోతి నారాయణరావు శ్రీ కోవెల నారాయణరావు, శ్రీ బంగారాచార్యులు మొదలుగా గలిగిన ప్రముఖులందరును ఆయనకు దగ్గరి మిత్రులు. వారందరును కలిసి పై విషయము లాలోచించి ఒక నిర్ణయమునకు వచ్చి ఆయన తలపెట్టిన కార్యమును గట్టెక్కించవలయును.

శ్రీ ఆళ్వారు స్వామిగారి మరణము రాజకీయ, సాంస్కృతిక చైతన్యమునకొక తీరని దెబ్బ.

చైనాలో సంవత్సరాది సంరంభం

అదనంగా ఆహార పదార్థాల సరఫరా

పెకింగ్, ఫిబ్రవరి 13:— వచ్చేవారంలో చైనా అంతటా జరిగే సంవత్సరాది ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశమంతటా కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ, ఈసందర్భంలో ప్రజలకు అదనంగా ఆహారపదార్థాలను సరఫరా చేస్తున్నారు.

చైనాలో సంవత్సరాది ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. అన్నిపండగలకంటె సంవత్సరాది పండగ చైనీయులకు చాల ముఖ్యం. బంధువులు, పిల్లలు, తల్లిదండ్రులు అందరు ఇదే సమయంలో కలుసుకొంటారు. ప్రతికుటుంబంలోను ఆనందోత్సాలతో ఈ పండుగనుజరుపుకుంటారు.

పెకింగులోను, ఇతర నగరాలలో ఆహార పదార్థాలు కొల్లలుగా సరఫరా చేస్తున్నారు. దేశంలో ఆహారం కొరత ఉన్నందున ప్రస్తుతం రేషనింగు పద్ధతి అమల్లో ఉంది.

అయితే ఎంతవరకు అదనంగా ఆహారపదార్థాలను చైనా ప్రజలకు సరఫరా అవుతున్నది. పరిశీలకులు వూహించలేకపోతున్నారు.

1960 అంతటా చైనాలో అనేక ప్రాంతాలు కరువు పరిస్థితులకు గురి అయ్యాయి. చైనాలో 'ఈసంవత్సరానికి 'మూషిక సంవత్సరం' అంటారు. కొత్త సంవత్సరం పేరు' 'వృషభ' సంవత్సరం.

నిజాం ధర్మనిధులు

హైదరాబాద్, ఫిబ్రవరి 13:— నిజాం ఏర్పాటు చేసిన ప్రాచీన పవిత్ర వస్తుసంచయనిధి రు 25 లక్షలు, యాత్రీకుల నిధి రు 22 లక్షలు, ఈరెండు ట్రస్టులను హైదరాబాద్ ముస్లిం వాకప్స్‌బోర్డు స్వాధీన పరుచుకుందని ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రకటింపబడింది.

రత్నాలు పొదిగిన అపురూపనగలు 61పేటికలో ఉన్నాయి.

ఈ నిధుల ట్రస్టీలు:— నిజాం,నవాబ్ జెయిన్‌యార్‌జంగ్, శ్రీయం. వి. రంగాచారి (కేంద్ర ప్రభుత్వం) శ్రీ యస్. ఎ. లాల్.

బొబ్బిలి ఉపాధ్యక్షుని ఎన్నిక

బొబ్బిలి,ఫిబ్రవరి10:— బొబ్బిలి పురపాలకసంఘం ఉపాధ్యక్షులుగా శ్రీ కె. వెంకటస్వామి (పి. ఎస్.పి.) ఎన్నికైనారు.

జబల్పూర్‌లో ప్రశాంతత

చెదురువాటుగా సంఘటన

భోపాల్, ఫిబ్రవరి 13:— కల్లోలాలు జరిగిన ప్రాంతాలలో పరిస్థితి ప్రశాంతంగా వున్నదని, నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు ప్రజలు సహాయం చేయాలని కోరుతూ నిన్నరాత్రి ప్రభుత్వ ప్రకటన ఒకటి వెలువడింది.

జబల్పూర్, సాగర్, డామోహ్ నరసింగ్ పూర్, కట్నీలలో రాత్రి కర్ఫ్యూ విధించబడింది. నిన్నరాత్రి చెదురువాటుగా ఒక్క సంఘటన మాత్రం జరిగింది. ఒకవ్యక్తిని దుండగీడులు పొడువగా అతడు మరణించాడు.

సంఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు తరలి వెళ్లారు. 12 మందిని అరెస్టు చేశారు. ఆ ప్రాంతాలలో పోలీసులు గస్తీవుంటూ ప్రజలకు ధైర్యాన్ని కలిగిస్తున్నారు. పథేరియా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.

ప్రాగాటూల్సు కార్పొరేషన్

ఉత్పత్తిని పెంచడానికి పనివారల నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 13:— ఉత్పత్తిని అధికతరంచేసే కార్యక్రమాన్ని వారంరోజులు, అంటే ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20 వరకు పాటించడానికి ప్రాగాటూల్సు పనివారల యూనియన్ నిన్న నిర్ణయించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి రు. 60 లక్షల మేరకు పెంచవచ్చుననే ఆశాభావాన్ని వెల్లడించింది.

యూనియన్ సర్వసభ్య సమావేశం శ్రీ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతను జరిగింది. కార్పొరేషన్‌లో తక్కువ ఉత్పత్తిని గూర్చి సమావేశంలో చర్చించారు.

ఫిబ్రవరినెలను ఉత్పత్తిని అధికతరంచేసే నెలగా పరిగణించాలని సమావేశంలో నిర్ణయించారు.

కరువుభత్యం పెంచవలసిందిగా, "నైట్ షిఫ్టు" భత్యం ఇవ్వవలసిందిగా మేనేజిమెంటును కోరడానికి తీర్మానించారు.

కైకలూరు తాలూకాలో దాళ్వాపంటకు నీరు

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరణ

బందరు, ఫిబ్రవరి 13:— కృష్ణా జిల్లాలోని కైకలూరు తాలూకాలో రెండవ పంటకు నీరు సరఫరాను గురించి విజయవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ కె. జగన్నాధరావు నుండి యీ క్రింది సమాచారం తెలిసింది.

గత సంవత్సరాలకన్న ఈ యేడు విజయవాడ వద్ద కృష్ణానది నీటిమట్టం తలవనితలంపుగా తగ్గింది. అందువల్ల కొంత నీటి కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చేటందుకు తుంగభద్ర రిజర్వాయరు నుండి 5 వేల క్యూసెక్కుల నీటిని పొందవలసి వచ్చింది. ఈ నెల 2 వ తేదీ నుండి కైకలూరు ప్రాంతపు కాలువలకు నీరు తగినప్రమాణంలో అందజేయబడుతున్నది. ఫిబ్రవరి 9 వ తేదీన 3 క్యూసెక్కుల నీరు పై కాలువలలో ప్రవహిస్తున్నది. అంటే వుండవలసిన పరిమితిమించే నీరు ప్రవహించే ఏర్పాటు చేయబడింది దిగువ ప్రాంతంలోని రైతులందరికీ నీరు సకాలంలో అందేటందుకు ప్రభుత్వ కృషితోపాటు ఎగువనున్న రైతుల సహకారం కూడ ఎంతో అవసరం.

యువకులు కష్టించి పనిచేయాలి

శ్రీమతి సుచేత కృపలాని హితవాక్యం

హైదరాబాద్, ఫిబ్రవరి 13:— దేశ నిర్మాణ కార్యక్రమంలో యువకులు పాల్గొనాలని ఉత్తరప్రదేశ్ ప్రణాళిక మంత్రి శ్రీమతి సుచేత కృపలాని ఉద్బోధించారు. పదవుల కోసం, డబ్బుకోసం పాకులాడవద్దనీ, ఏదైనా మనమెంచిన కార్యాన్ని సక్రమంగా నిర్వహించి సంతృప్తి పడమని యువకులను హెచ్చరించారు.

గాంధీ భవన్, గాంధీ జ్ఞాన మదిరంలో నిన్నరాత్రి శ్రీమతి కృపలాని ప్రసంగించారు. కస్తూరిబా గాంధీ జాతీయ స్మారకనిధివారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కుల, భాషా, ప్రాంతీయ తత్వాలు దేశాన్ని పాడుచేస్తున్నాయని శ్రీమతి సుచేత కృపలాని చెప్పారు.

శ్రీమతి విజ్ఞాన కుమారి మంత్రికి స్వాగతం చెప్పారు. లఘు పరిశ్రమల మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ అధ్యక్షత వహించారు.

భీమవరంలో బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం

(మన విలేఖరి)

భీమవరం, ఫిబ్రవరి 13 :— భీమవరం టవున్‌హాల్ స్పోర్ట్సు అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటైన ఆలిండియా భీమవరం బాల్ బాడ్మింటన్ టోర్నమెంటు ప్రారంభోత్సవం టవున్‌హాలులో శ్రీ జాస్తూడి కేశవరావు జమీందారు జరిపారు. శాసనసభ్యులు శ్రీ నాచు వెంకట్రామయ్య అధ్యక్షత వహించారు. శ్రీయుతులు తుమ్మలపల్లి మంగరాజు, యెర్రా నారాయణస్వామిగార్లు జాతీయ పతాకం, క్రీడల సంఘ పతాకాలను ఆవిష్కరించారు.

శ్రీయుతులు పి. జోగయ్య, వి. వి. సోమరాజుగార్లు ప్రసంగించారు.

రాజగోపాలన్, పిచ్చయ్యగార్ల టీములవంటి గొప్పజట్లు పాల్గొంటున్నాయి.

ప్రేక్షకులకు బాగా ఏర్పాట్లు చేయబడినవి.

హైదరాబాద్, ఫిబ్రవరి 12:— మీర్‌జాంలా చెరువువద్ద క్రిందటి గురువారం రాత్రి ఒక స్త్రీ మెడలో బంగారం గొలుసు (రు. 400 ల విలువగల) కాజేయడానికి రామయ్య అనేవ్యక్తి ప్రయత్నించాడని, ప్రయత్నిస్తూండగానే పట్టుబడ్డాడని తెలిసింది.

ఆషామాషీ

కొయ్యలల్లే కూర్చోకండి

మా మల్లినాధులు, దివంగతులయ్యేముందు—కుమారులతో చెప్పారట "మీరు నామాట ఒక్కటి వినండి. . . చెయ్యదలుచుకొన్న పనులు వెంటనే చెయ్యండి చెయ్యలేకపోతే వెంటనే చెప్పేయ్యండి. కొయ్యలల్లే కూర్చోకండి! . . . జీవితంలో నేచేసిన లోపాల్లో ఇది ఒకటి. . .

"మేలు చేసినవాళ్లే మరవకండి . . . దుర్మార్గుల్ని వెంటపడి తరమకండి. . . వాళ్లతోవను వాళ్లను పోనివ్వండి"— అని.

"చెయ్యదలుచుకొన్న పనులు వెంటనే చెయ్యండి" అనేది పాతసూత్రమే! పెద్దలు చెప్పిన మాటల్లో ఇది ఒకటే. . . కాని మల్లినాధసూరి చెప్పడంలో కొంత ప్రత్యేకత వుంది. . .

ఆయనగారి కే పని చెప్పినా "చేద్దాం. . . చెయ్యక మానతామా ?" అనేవారేగాని, వెంటనే చేసేవారు కాదు. "అదేమిటండీ ఏదైనా చెపితే అంత నీరసంగా మాట్లాడతారు ? కొంచెం ఉత్సాహంగా వుండాలి" అని హెచ్చరిస్తే—.

"ఉత్సాహం లేకేం, చాలావుంది. తప్పకుండా ఆ పని చెయ్యవలసిందే! నేచేస్తాగా,మీకెందుకూ? మీరు వూరుకోండి' అనేవారు. తర్వాత తర్వాత ఈ దౌష్ట్యం పడలేక—ఒక 'టెక్నిక్' కనిపెట్టారు.

ఎవరైనా ఏదైనాపని చెయ్యాలనే తలంపుతో ఆయనదగ్గిరికి వెళ్లి అడిగితే "చాలాబాగుంది. . . వెంటనే చెయ్యండి" అనేవారు. "మరి, మీ సంగతో ?" అంటే "నన్ను వేరేఅడగాలా! మీతోపాటు సిద్ధం" అనేవారు ఎంతో ఉత్సాహం ప్రకటిస్తూ. . .

ఆ వచ్చినవాళ్లు అవతలికిపోగానే "అదేమిటండీ! ఆ పనికి వొప్పుకొన్నారు. . . . మీవల్లేం అవుతుంది ?" అంటే —

'సిక్ లీవు' పెట్టేస్తా....

"ఆమాట నాకుమాత్రం తెలియదూ! . . . ఇక్కడికే వస్తున్నాం... వాగలేక అలా అన్నాను. . . వాళ్లు మొదలుపెడతారుగా — ఎలా నడుస్తుందో చూద్దాం. . . బాగుంటే దిగుతాను. . . లేకపోతే 'సిక్‌లీవు' పెట్టేస్తాను" — అనేవారు.

ఒకసారి కొందరు మిత్రులు మా ఇంటికి వచ్చారు, ఏదో నాటకం వేస్తున్నామని — దానికి విరాళాలు వసూలు చెయ్యాలనీ, దానికిగాను సహాయం చెయ్యమనీ నాతోపాటు మల్లినాధుల్ని కూడా అడిగారు. . .

టిక్కెట్లతో వాతపెడితే....

"అలాగే చేద్దాం. . . టిక్కెట్లు వెయించండి. . . అవిలేందే పని కుదరదుగా" అన్నారు. వాళ్లు కొండంతబలంతో వెళ్లారు. రెండు రోజుల్లో టిక్కెట్లు పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. సుమారు మూడువందల రూపాయల విమ్మతుగల టిక్కెట్లు తీసుకొన్నారు మల్లినాధులు.

నాలుగురోజులైన తర్వాత కనిపించారు —"ఏమండీ ఎన్ని టిక్కెట్లమ్మారు" అన్నాను. "నాలుగురోజులేగా అయింది. అప్పుడే ఎక్కడ అమ్మనూ?" అన్నారు.

"అదేమిటండీ! రోజుకో నాలుగు టిక్కెట్లు చొప్పున అంటకట్టారిగాని, అలా చివరిదాకా వుంచితే ఏంలాభం ?. . . ." అన్నాను.

"బాగానేవుంది. . . ఇప్పటినుంచీ ఎక్కడ ముష్టికి బయలుదేరను ?... నాకున్న పలుకుబడే పాతికమందితో! . . పదిమంది నింకోసందర్భంలో వాడుకొన్నా. . . అయిదుగురు వూళ్లో లేరు. . . తక్కిన పదిమందికీ టిక్కెట్లతో 'వాత' పెట్టి కూర్చుంటే మన కెప్పుడేం పనివస్తుందో!. . ." అన్నారు.

అలా ఆయనగారు పలుకుబడిని దాచుకోవడంలో చాలాశ్రద్ధ తీసుకొనేవారు. అంతేగాని 'నావల్లకాదు' అనిమాత్రం చెప్పేవారు కాదు. ఎందువల్లనంటే — ఆ పనికోసం వచ్చినవారితో మాత్రం పలుకుబడి ఎందుకు పోగొట్టుకోవాలి ? అని ఆయన మతం.

ఇలా చందాలు వసూలు చెయ్యడం మానడాన్ని గురించి ఒకరోజున నేనన్నాను—

"అలా మనుషుల్ని తిప్పలు పెట్టడం దేనికి! కొంచెం తిరిగి సహాయం చెయ్యకూడదు ?"

గరళం – గరాటు

"బాగానేవుంది మీరు చెప్పేది. . . ఎందరి కోసమని తిరగను ?. . . ఎక్కడికని తిరగను ?. . వాళ్లు విరాళ మియ్యవద్దూ ? "విరాళ" మనగానే "ఈ గరళం పుచ్చుకు మీరెందుకుబయలు దేరారంటీ" అంటారు.

నా కేమీ తోచక "నే రావడంకాదు. . . వాళ్లే పంపారు" అంటూ తిరిగివస్తాను. . గరాటువుంటే గాని వాళ్లచేత త్రాగించడం నావల్ల కాదు" అన్నారు.

"గరాటేమిటి" అన్నాను."

"మీరే" అన్నారు.

"నేను గరాటేమిటండీ" అన్నాను.

"అవును, మీరు రాగానే వాళ్లు నోళ్లు తెరుస్తారు గరాటులాగా. నే నా గరళం పిల్లే వంతవరకు పోసేస్తాను" అన్నారు.

"ఈ చిన్నపనికి ఇద్దరం దేనికండీ! మీరు పెద్దలు, గురువులూగాదా" అన్నాను.

"అయ్యో! అంతపలుకుబడి నాకు వుంటే.. ఆది చలామణి అవుతుండనే ధీమావుంటే నాపేరే విరాళాలు వసూలుచేసుకొందునుగదా! . . . మీకు తెలియదూ! మా సంసారం."

మా కంపెనీసంగతి తెలుసా?

"ఆ నాటకం కంపెనీకన్నా కనాకష్టంగావుంది. మా తల్లితండ్రులు స్టేజి అంటూ ఒకటి (ఇల్లు) నిర్మించారు. నటుల్ని ప్రవేశపెట్టారు. ఎట్లా ఆడతారో, ఏం ఆడతారో అనే ఆలోచన లేకుండాపోయింది.

వెనకనుంచి 'ఆడు, ఆడు' అని చప్పట్లు కొడుతుంటే కొన్నాళ్లు ఆడాం. ఇప్పుడు వాళ్లు తప్పుకొన్నారు. . . చప్పట్లు పోయాయి. . ఎలా ఆడటం ?

"సరిఅయిన ఆహార్యం లేదు. . . ఆహారం అంతకంటె లేదు. . . విహారానికి వీళ్లు లేవు . . . . ఎటుచూచినా 'సహారా' కనపడుతోంది. . . మరి విరాళాలువస్తే నే మాత్రం వద్దంటానా"? అన్నాడు.



విరాళం గరళం – పలుకుబడి గరాటు – మల్లినాధసూక్తి!

ఆయనమాటకేం జవాబు చెప్పలేక "పోనీ చెప్పరాదుటండీ వాళ్లకు మనవల్ల ఏమీ కా దని" అన్నాను.

"మనం చెప్పే దేమిటి! ఈపాటికి వాళ్లకు తెలియకుండా వుంటుందా ?. . . అయినా లేవు మా అబ్బాయిచేతికిచ్చి ఆ టిక్కెట్లు పంపిస్తే?"

"పోనీ మీరన్నా ఒకటి అట్టిపెట్టుకోరా ?" అన్నాను.

"నేనా!. . . ఆగరాటు నాకేపెడుతున్నారు?. . . వద్దులెండి. . . ఎల్లుండి పిల్లాడిజీతం కట్టాలి. . . ఏడున్నర కావాలి. . . ఆరవుంది. . . ఏడు లేవు. . . ఏదైనా వుపాయం చెప్పండి" అన్నారు.

ఎప్పటిదప్పుడు నావల్ల కాదు

"మరి ఇప్పుడు చెపుతున్నారేం. . . రోజా కలుసుకొంటూనే వున్నాంగా" అన్నాను.

"చెప్దామనే వస్తున్నా. . . తప్పేమోనని అడగలా!. . . అయినా ఎప్పటిదప్పుడు చెప్పడం, ఎప్పటి దప్పుడు చెయ్యడం నావల్లకాదు ...ఒకవేళ యిదివరకే మిమ్మల్ని అడుగుతా ననుకోండి".

"మళ్లీ మిమ్మల్ని చూడాలంటే వుపాయం తోచదు. . . ఒకపని మనసులోవుంటే పదిమాట్లు తిరగొచ్చు" అన్నారు.

సుమారు రవైయేళ్లనుంచి ఆయనగారు ఒక పెన్సుపెట్టా లనుకొనేవారు...పెన్సంటే ఏదోకాదు...ఒక పెడిల్ కొనిపారేస్తే. . .పిల్లలు దాంతో బ్రతుకుతారు. . . బి. ఏ. ప్యాసయి ఉద్యోగాలకు తిరగడంకంటె — పెడిల్ ఒకటి పెట్టుకొని, లెటర్‌హెడ్డు కొట్టుకోవడం చాలా 'బెటర్' అనేవారు.

"ఏమండీ! ఎన్నిమాట్లో చెప్పారీమాట. ఒకటి కొనిపారెయ్యకూడదూ! అన్నాను.

"కొందాం. . ఒక ఫ్రెండున్నాడు, వాడు ప్రామిస్‌చేశాడు—పెడిల్ ఇస్తాను తీసుకొని —బేడ షేరు ఇమ్మని'... దానికోసం చూస్తున్నా నన్నారు. . .

"ఒకనెలకు పోతా రనగా మళ్లీ 'పెడిల్' జ్ఞాపకం వచ్చింది వారికి.

"అప్పు డొక పెడిల్‌కొన్నా బాగుండేదండీ... పెడిల్‌కొన్నవాళ్లంతా మేడలు కట్టించారు. . . నేను కట్టించినమేడకు సున్నంకొట్టించలేక వూరుకొన్నారు. . ." అన్నారు.

"మరి, మీరు ప్రతిపనీ కావ్యం చేస్తారండీ... ఎంత చెప్పినా వినరు', అని విమర్శించాను.

పరామర్శలోనే విమర్శ

"మీరు విమర్శించక్కర్లా. . . మీరు పరామర్శిస్తుంటేనే అదంతా బైటపడుతుంది. కాని నే నేం చెయ్యను చెప్పం. ? నేను ప్రతిదీవాయిదా వేస్తూ వుంటానని మీకు కోపం!. . . నా వూహలు మాచి, మీరు దానికితగిన సాహసంకూడా వుందను కొంటారు. . . లేదని నోటితో చెప్పలేక నేను అలా వాయిదా వేస్తూవుంటా. . .

"నేను వాయిదా వెయ్యకుండా ఒక్కపనే చెయ్యగలను. . ." అన్నారు.

"ఏమిటది ?. . . ఏపనీ చెయ్యకుండా, వూరికే మీలో మీరే పొంగిపోవడమా ?" అన్నాను.

"కాదు — యమదూతలకి లొంగిపోవడం" అన్నా రాయన.

—రావూరు

రవాణా ఛార్జీలలో సర్దుబాట్లద్వారా రైల్వే ఆదాయం హెచ్చింపు

బుధవారంనాడు రైల్వేమంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్టులో తగుప్రతిపాదనలుపుండగలసూచన

1960 రెవిన్యూ ఆదాయం ఆదిలో అనుకొన్న దానికంటె అధికంకాగల అవకాశం

ఢిల్లీ, ఫిబ్రవరి 13:—

రైల్వే మంత్రి శ్రీ జగ్జీవన్‌రామ్ బుధవారంనాడు పార్లమెంటులో 1961-62 సంవత్సరానికి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కొన్నిరకాల వస్తువుల రవాణా కొద్దిపాటి సర్దుబాట్లుచేస్తూ ఛార్జీలతో మొదటితరగతి టికెట్ రేట్లను పెంచుతూ ప్రకటన చేయగలరని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

1960—61 లో రెవెన్యూ ఆదాయం రు. 465 కోట్లు ఉండగలదని మొదట్లో అంచనా వేసినప్పటికీ పాదుసరితనంవలన ఈ ఆదాయం ఇంకా పెరిగేఅవకాశం ఉన్నది. అయినప్పటికీ రైల్వేలు తమ ఆర్థికస్థితిని మెరుగుపరచుకోవటానికి, తృతీయ ప్రణాళిక అవసరాలు తీర్చటానికి తమ ఆదాయాలను ఇంక అధికం చేసికొనవలసి ఉన్నది.

1961—62 లో మొత్తం ఆదాయం కనిష్ఠంగా రు. 485 కోట్లు ఉండాలని, దానిలో రు. 70 కోట్లు నికరాదాయం ఉంటుందనీ, మరొక 70 కోట్లు తరుగుదలనిధికి జమకట్టబడుతుందని రైల్వేమంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించవచ్చునని కూడ తెలుస్తున్నది.

తృతీయ ప్రణాళిక ముసాయిదా ప్రకారం రైల్వేలు తమశాఖలోని మరమ్మతులు మొదలైనవాటికోసం తరుగుదలనిధినుంచి రు. 330 కోట్లు సంపాదించుకోవలసి ఉన్నది.

రైల్వేశాఖ తరుగుదల నిధికి తగినంతధనం కేటాయించటంలేదని, మొత్తం దేశంలోని పెట్టుబడిధనంతో పోల్చిచూస్తే వాటి ఆదాయం తగ్గిపోతున్నదని ప్రవీణులు పేర్కొంటున్నారు.

తక్కువ ఛార్జీలతో రవాణాఅయ్యే బొగ్గు, ముడి ఖనిజం, ఆహారధాన్యాలు, చక్కెర, సిమెంట్, కలప, పండ్లు, కూరగాయలు మొదలైనవి ఎక్కువగా రవాణా అవుతుండటంచేత రైల్వేల ఆదాయం తగ్గినదని నియోగి సంఘం వివరించింది.

అందుచేత రవాణా ఛార్జీలలోజరిగే మార్పులు ఈ తక్కువరేటుకు రవాణాఅయ్యే వస్తువుల రవాణాను ఇతరమార్గాలకు మార్చేవిగాను, అధికాదాయం సమకూర్చేవిగాను ఉండగలవని పూహించబడుతున్నది.

1960—61 మధ్యకాలంలో అదనంగా 170 లక్షల టన్నులమేరకు రవాణా జరగగలదని అంచనా వేశారు. దీనితోకూడ కలుపుకొని ద్వితీయ ప్రణాళికా కాలంలో మొత్తం సరకులరవాణా 16.2 కోట్ల టన్నులు అవుతుంది. మొదటి ప్రణాళిక పూర్తిఅయిన 1955—56 నాటి రవాణాతో పోల్చిచూస్తే నూటికి 42 వంతులు పెరిగినట్లు ఈ అంకెలు తెలుపుతవి.

రెండవ ప్రణాళిక పూర్తిఅయ్యేసరికి ప్రయాణీకుల సంఖ్య నూటికి 15 వంతులు పెరగాలని విధించుకొన్న ప్రమాణంకూడ మార్చి 31వ తేదీకి సాధించబడగలదని భావిస్తున్నారు. రైళ్లలో ప్రయాణీకులరద్దీ ఈ సంవత్సరంకూడ తగ్గదని రైల్వేమంత్రి తన ప్రసంగంలో విశదంచేస్తారని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఏర్పడిన బొగ్గుకొరతపై ఉక్కు, గనులు, ఇంధనాల మంత్రిత్వశాఖకు తనమంత్రిత్వశాఖకు మధ్యగల వివాదంపై రైల్వేమంత్రి చెప్పగల విషయాలు చాలఆసక్తికరంగా ఉండగలవనే అనుకొంటున్నారు.

పరిశ్రమల అవసరాలను పూర్తిగా తీర్చటం కోసం బొగ్గురవాణాకు వ్యాగన్లు తగినన్ని కేటాయించే విషయంమీద శ్రీ జగ్జీవన్‌రామ్ తాను తీసికొనదలచిన చర్యలను బుధవారం ప్రసంగంలో వివరించగలరని కూడ అనుకోబడుతున్నది.

ఈ సంవత్సరంలోని మొదటి 9 మాసాలకు (1960 ఏప్రిల్‌నుంచి డిసెంబరు 30వరకు) ఆదాయం రు. 330 కోట్లు అని లెక్కతేల్చినట్లు తెలుస్తున్నది. గత సంవత్సరం అదేకాలంలో రు. 305.57 కోట్ల ఆదాయం ఉన్నది.

నిందితులనుశిక్షించాలి

(1 వ పేజీ తరువాయి)

...స్వతాధికార స్థానంలో ఉన్న పెద్దలే ఈ హత్య జరిపి ఉండవచ్చు. వీళ్ల విషయంలో ఇంకెంతకూ ఉదారంగా ప్రవర్తిస్తున్నారని ఉంది. ఇకమీదట అలా జరగడానికి వీలులేదు. హత్యాకారులు ఎవరో కనిపెట్టి నిందితులను శిక్షించడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇది శీఘ్రంగా జరిగి, మొత్తంగా కాంగో ఏర్పడిన ప్రస్తుతవిషమ పరిస్థితులనుంచి బయటపడలేకపోయినట్లయితే దారుణ పరిణామాలుసంభవిస్తాయి. హత్యా ప్రయత్నాన్ని, పోలీసుతత్వాన్ని సహించే విధానాలతో సంబంధం పెట్టుకోవడం ఇతరదేశాలవారికి కష్టమౌతుంది"

రష్యా ప్రతినిధి జోరిన్ నిశితవిమర్శ

లుముంబా, ఆయన సహచరులు దారుణ హత్య వలన రాజ్యాధినేతలు జరిపించిన ఘాతుక కృత్యాలలో ఒకటి అని సోవియట్ ప్రతినిధి వలెరిన్ జోరిన్ నేడు భద్రతా సంఘంలో నిశితంగా విమర్శించారు.

భద్రతా సంఘం తనవిధులను నిర్వహించటంలో విలంబం చేస్తున్నదనీ, వంచనతో కూడిన కార్యాలను అనుసరిస్తున్నదనీ, శ్రీ జోరిన్ అన్నారు.

లుముంబా హత్య చేయబడేటంత పనికి పరిస్థితులు విషమించడానికి శ్రీ హేమర్షెల్డ్ కారణమని ఆయన నిందించారు.

బ్రిటిష్ ప్రతినిధి వ్యాఖ్య

లుముంబా మరణవార్త తనను స్తంభీభూతుణ్ణి చేసిందని బ్రిటిష్ ప్రతినిధి సర్ ప్యాట్రిక్ డీన్ నేడు భద్రతాసంఘంలో అన్నారు. కాంగోలో పరిణామాలు ఈ విషాద సంఘటనకు దారితీయడం అత్యంత శోచనీయమని ఆయన అన్నారు.

జనాభాలెక్కల సేకరణ ఉద్యోగికి ప్రధాని నెహ్రూ తన వివరాలు తెలియజేస్తున్న దృశ్యం

రష్యాతో సంబంధాలకు అమెరికాచేకొత్తపథకం

"పరస్పర సద్భావ" సాధన ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రథమ లక్ష్యమట

వాషింగ్టన్, ఫిబ్రవరి 13:—

సోవియట్ - అమెరికన్ సంబంధాలను పెంపొందించి, అంతర్జాతీయ ఉద్రిక్తతలను సడలించడానికిగాను మూడు ఘట్టాలుగా అమలుజరిగే ప్రణాళిక ఒకదానికి ప్రెసిడెంట్ కెన్నెడీ సుముఖంగా వున్నట్లు తెలుస్తున్నది.

ప్రపంచ యుద్ధసమస్యలను తన సీనియర్ సలహాదారులతో ప్రెసిడెంట్ కెన్నెడీ నిన్నను చర్చించారు. వైట్‌హౌస్‌లో వీరి సమావేశం రెండున్నర గంటలపాటు జరిగింది. "శ్రీ కృశ్చేవ్‌తో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం" అని ఈ సమావేశంలో అందరూ అభిప్రాయపడినట్లు అధికారులు తెలియజేశారు.

శ్రీ కృశ్చేవ్‌తో వ్యక్తిగత సమావేశానికి తొందరపాటు కూడదనే వైఖరి ప్రెసిడెంట్ కెన్నెడీ అవలంబిస్తున్నట్లు తెలుస్తున్నది. జాగువల్ల ఉభయపక్షాలకు లాభం చేకూరగలదనే భావంతో ఆయన ఈ వైఖరి అవలంబిస్తున్నట్లు కూడా తెలుస్తున్నది.

ఆర్. బి—47 అమెరికన్ విమాన చోదకులిద్దరిని సోవియెట్ యూనియన్ విడుదల చేసినందువల్ల, కృశ్చేవ్‌తో సమావేశావకాశాల పరిశీలనపట్ల ప్రెసిడెంట్ కెన్నెడీ చాలా ఆసక్తి చూపుతున్నప్పటికీ, సమావేశానికి ముందు జరుగ తగ్గ కృషి జరుగకుండానే తొందరపడి సమావేశానికి పూనుకోరాదని ఆయన అభిప్రాయమట. సోవియట్ రాజకీయ, ప్రచారపు పెత్తుగడలవల్ల ఏకాగ్రత చెడకుండా, నూతనప్రభుత్వం తన విధానాన్ని పరిశీలించుకునేటందుకు వీలు కల్పించే "పరస్పర సద్భావ వాతావరణాన్ని" సృష్టించడం ఆయన ప్రథమ లక్ష్యమని అధికారులన్నారు.

కాంగో, లావోస్‌లలోని అత్యవసర పరిస్థితుల విషయంలో ఒప్పందానికిరాతగ్గ అవకాశాలను సాధారణ దౌత్య మార్గాలద్వారా అన్వేషించడం, ప్రాక్ పశ్చిమ దేశాలకు విభేదాలకుకారణమైన ఆయుధ విసర్జనవంటి కొన్ని విస్తృత సమస్యలవిషయంలో తాత్కాలిక ఒప్పందాలకు రావడం ఆయన ద్వితీయ లక్ష్యం.

ఈ ప్రణాళిక మూడవ ఘట్టం, అంతకు పూర్వంజరిగిన అభివృద్ధిపైన, ఏర్పడిన సద్భావంపైన ఆధారపడివుంటుంది. ఇదిఅనుకూలంగావుండే పక్షంలో, ఆయన ఇతర మిత్రదేశాల నాయకులతో కలిసి సోవియట్ ప్రధానితో ఉన్నతస్థాయిని సంప్రతింపులు జరుపుతారు.

శిఖరాగ్ర సమావేశాలు, శ్రీ కెన్నెడీ — శ్రీ కృశ్చేవ్‌ల మధ్య వ్యక్తిగత సమావేశాలు జరగతగ్గ పరిస్థితులు నూతన ప్రభుత్వం కల్పించివుచ్చుతున్నదని అధికారులన్నారు. అయితే, ఇవి ఎప్పుడు జరుగుతాయో జోస్యం చెప్పడానికి వారు నిరాకరించారు.

ఉన్నతస్థాయిని సోవియట్ యూనియన్‌తో సంప్రతింపులు ప్రారంభించడానికి నూతన ప్రభుత్వానికి సుమారు ఆరునెలలు పట్టవచ్చునని ఒక అంచనా. ఈ అంచనా అధికారపూర్వకమైనదని గత కొద్దిరోజులుగా చాలామంది భావిస్తున్నారు.

ఉభయ నాయకుల మధ్య త్వరలో సమావేశానికి ప్రెసిడెంట్ సలహాదారులలో ఎక్కువమంది వ్యతిరేకంగా వున్నట్లు, అభిజ్ఞవర్గాలవారన్నారు. వచ్చేనెలలో న్యూయార్క్‌లో మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం తిరిగి ప్రారంభమైనప్పుడు శ్రీ కృశ్చేవ్ దానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నప్పటికీ, అప్పుడు ఆయనతో జరిగే సమావేశం కేవలం సాంఘిక లాంఛనంగా మాత్రమే వుండాలని వీరు భావిస్తున్నారట.

మీనన్ వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:—

రక్షణ మంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్ ఇలా అన్నారు:

"లుముంబా మరణవార్త దిగ్భ్రాంతికరిస్తున్నది. దీనివల్ల ఎంతైనా తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. లుముంబా ఉనికిని గుర్తించాలని మొదటినుంచీ మేము అంటున్నాము. కాంగో పరిస్థితి ఇప్పుడు ఇంకా మరింత క్లిష్టమవుతుంది."

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 13:—

నేటి ఓపెనింగ్	32.39
నేటి క్లోజింగ్	32.47

క్రుశ్చేవ్ - మావోల పరస్పర దూషణలు

తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలుస్తున్నదని పాశ్చాత్య రాజకీయవర్గాల వివరణ

వాషింగ్టన్, ఫిబ్రవరి 12:—

కమ్యూనిస్టు శిబిరంలో రష్యా నాయకత్వాన్ని పడద్రోసి ఆస్థానాన్ని తాను ఆక్రమించటానికీ, తన ఆశయాలను సాధించేనిమిత్తం యుద్ధాన్ని అవలంబించటానికీ చైనాకమ్యూనిస్టునాయకుడు శ్రీ మావో-సే-టుంగ్ ప్రయత్నిస్తున్నాడని రష్యా నాయకుడు శ్రీ కృశ్చేవ్ విమర్శించినట్లు ఇక్కడ పాశ్చాత్యులకు చేరిన వార్తలు తెలుపుతున్నవి.

గత డిసెంబరులో మాస్కోలో కమ్యూనిస్టు శిఖరాగ్ర సంభాషణలు జరిగినప్పటికంటె ఈ సిద్ధాంత విభేదాలు ఇప్పుడు చాల లోతుగా, తీవ్రంగా ఉన్నవనటానికి ఈ వార్తలు తగిన సాక్ష్యాన్ని సమకూర్చుతున్నవని రష్యా — చైనాల సంబంధాలపై ప్రవీణులైన పాశ్చాత్యులు వ్యాఖ్యానిస్తున్నారు. గత డిసెంబరులో జరిగిన సంభాషణలలో, ఆ తరువాతి ఉత్తర ప్రత్యుత్తరాలలో చైనా రష్యాల నాయకులు పరస్పరం చాల దూకుడుగా నిందించుకొన్నట్లు తెలుస్తున్నదని, పశ్చిమదేశాలతో శాంతియుత సహజీవనం నెరపటమా లేక వైరుధ్యం కొనసాగించటమా అనే సమస్యపై తీవ్రంగా నిందించుకొన్నారని వీరు అంటున్నారు.

కమ్యూనిస్టు ఆదర్శాలను చేరుకోవటానికి యుద్ధంకాక శాంతియుత సహజీవనమే మార్గమని వివరిస్తూ, యుద్ధం అనివార్యమని చెప్పే పాత సిద్ధాంతం కమ్యూనిస్టు ప్రపంచాన్ని విధ్వంసం చేయగలదని శ్రీ కృశ్చేవ్ చైనాకు స్పష్టం చేశాడని వీరు చెపుతున్నారు.

చైనావారు మాస్కో సంభాషణలలోను, రహస్య లేఖలలోను శ్రీ కృశ్చేవ్ రివిజనిజం అనుసరిస్తున్నాడని విమర్శించారట. లెనినిస్టు వ్యతిరేకవాదాలకు కూడ ఆయన ద్రోహం చేస్తున్నాడని చైనావారు నిందించారట.

చైనా రష్యాల మధ్యగల ఈ తగవు తీవ్రమైనదే అని అమెరికా విదేశాంగశాఖ అధికారులు నేడు ధ్రువపరచారు. కాని ఆ రెండు దేశాలు ఇక కలియటానికి వీలులేని విధంగా విడిపోతున్నవని అపోహపడరాదనిమాత్రం హెచ్చరించారు. తమలో అనైక్యత వలన ఏలాంటి ప్రమాదాలు కలుగగలవో రష్యా చైనా నాయకులకు తెలుసుననీ, కాంగో లావోస్‌లలో, ఇంకా ఇతరచోట్ల ఆరెండు దేశాల విధానాలకు గల సమన్వయమే దీనికి తార్కాణమని కూడ విదేశాంగశాఖ పేర్కొన్నది.

అందరి శ్రేయస్సును కోరే మహత్తరజాతి

(మన విలేఖరి)

శ్రీకాకుళం, ఫిబ్రవరి 12:—

"మా పొలంపండి, ప్రక్కవాడి పొలంకూడా పండా లంటాం. పొరుగువారి వర్ధిల్లతనాన్ని చూచి ఓర్వలేనివారు కాదు — ఆంధ్రులు. ఆంధ్రులు అందరి శ్రేయస్సుకోరే మహత్తరజాతి. ఒరిస్సా ప్రజల శ్రేయస్సుకూడా మాసేబాధ్యత మామీదపై ఉంది" అని నేరెడివద్ద వంశధార ప్రాజెక్టు శంకుస్థాపనోత్సవానికి అధ్యక్షత వహిస్తూ పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు అన్నారు.

క్రీడాలోకం:

చివరికి ఢిల్లీ టెస్ట్ సైతం 'డ్రా'

చూపువాసిలో ఇండియా జట్టు విజయాన్ని కోల్పోయినవైనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:—

చూపువాసి తేడాలో ఇండియాజట్టుకు విజయం తప్పిపోయి చివరికి ఢిల్లీ టెస్ట్‌కూడా డ్రా అయింది. ఈ టెస్ట్‌లో ఇండియా ఆటగాళ్లు నిజంగా ఎంతో బ్రహ్మాండంగా ఆటసాగించి ఒకే ఒక్క రోజులో వరుసగా పదకొండు వికెట్లు పడగొట్టారుగాని, చివరి క్షణాలలో కాలం ఎదురుతిరిగి తగినంతవ్యవధి లభించకపోవడంవల్ల 58 పరుగుల తేడాతో విజయాన్ని కోల్పోయారు.

పాకిస్తాన్ ఆటగాళ్లంతా అవుటయి రెండవ ఇన్నింగ్సు ముగిసేసరికి ఆటకాలం దాదాపుపూర్తయిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్లు మొదటినుంచీ కూడ నేడు ఈ యెత్తుగడతోనే ఆట సాగించారు. పరుగులమాట ఎలాఉన్నా ఇండియా జట్టుకు వ్యవధి చిక్కనివ్వకుండా చివరివరకు ఏదోవిధంగా బ్యాటింగు సాగించాలి. టీ విరామం అనంతరం ఈ నాన్పుడుపోరణి మరింతఎక్కువయి పాకిస్తాన్ ఆటగాళ్లు ఇంచుమించు నీళ్లు కారుతున్నట్టుగా ఆటసాగించారు. అయినప్పటికీ టీ విరామం తర్వాత చివరి 25 నిమిషాల వరకు ఇండియా గెలిచే అవకాశాలు ఒకవైపు తొంగిచూస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ స్కోర్ 212 చేరుకొనేసరికి రమాకాంత దేశాయి నిప్పులు చెరుగుతున్నట్టు బవులింగుచేసి హసీబ్‌అహసాన్‌ను పడగొట్టివేశాడు. అయితే చిట్టచివరి వికెట్ ఆటగాళ్లయిన మహమ్మద్ హుస్సేన్, ఫరూక్ నుట్టుకు ఇండియా విజయానికి నిజంగా పెద్ద అడ్డుగోడ వేసేసి 4.35 గంటలు వరకు ఇన్నింగ్సు ముగియ నివ్వకుండా వాళ్ళు, నాన్చి బ్యాటింగు సాగించి ఆట కాలాన్ని దాదాపు మింగివేశారు. వీరు ఇద్దరు అదనంగా 35 పరుగులు చెయ్యడమేగాక ఆటకాలంలో 35 నిమిషాలు నిర్వీర్యంగా మింగివేశారు. పాకిస్తాన్ రెండవ ఇన్నింగ్సుపూర్తి అయేసరికి ఇండియాజట్టుకు ఇక 15నిమిషాలుమాత్రం మిగిలి ఉన్నాయి. విజయం సాధించాలంటే ఈ వ్యవధిలో 74 పరుగులు చెయ్యాలి. అదిఅసాధ్యం అన్నవిషయం స్పష్టమే.

రెండవ ఇన్నింగ్సులో ఇండియా ఆటగాళ్లు ఒక్కవికెట్ నష్టం లేకుండా 16 పరుగులు మాత్రం చేసి విజయానికి చూపువాసి దూరంలో ఫీల్డునుంచి నిష్క్రమించారు. స్కోరు వివరాలు ఇవి: ఇండియా మొదటి ఇన్నింగ్సు 463, రెండవ ఇన్నింగ్సు 16, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్సు 289, రెండవ ఇన్నింగ్సు 250.

లుముంబా హత్య

(3 వ కాలం తరువాయి)

హత్యానేరంగా సమితి సెక్రటరీజనరల్ శ్రీ హేమర్‌షెల్డ్ పేర్కొన్నారు.

ఒకవేళ లుముంబా మరణించకుండా ఉన్నప్పటికీ, ఆయనపై చివరకు నేరవిచారణ జరిపి మరణశిక్ష విధించవలసిన అవసరం ఏర్పడేదే.

"ఈ దారుణ సంఘటనకు ఒకరిని నిందించవలసిన అవసరమేమీ లేదు. పరిస్థితులు అనుకున్న విధంగా కాక, మరొక విధంగా పరిణమించాయి. ఈ సంఘటనను ఎవరినైనా నిందించవలసి ఉంటే, లుముంబాను, ఆయన సహచరులనే నిందించాలి. కాటంగా ప్రభుత్వంపట్ల ప్రజలకు ఎంతోఅభిమానమూ విశ్వాసమూఉన్న ప్రాంతంలో శ్రీ లుముంబా, జైలునుంచి తప్పించుకుని పారిపోవడానికి యత్నించడమే పొరపాటు. అంతే కాదు. సమితిలో ఆయన మిత్రులు, కాటంగా ప్రజల ఉద్రేక స్వభావాన్ని రెచ్చగొడుతున్న సమయంలో ఆయన ఈపని చేయడం మరింత పొరపాటు.

"ఇదంతా ఒక పెద్ద కుట్రఅనీ, మేము లుముంబాను హత్య చేశామనీ ఇతరులు నిందిస్తారని నాకుతెలుసు. లుముంబా ఒకవేళ వృద్ధుడై సహజంగా మరణించినప్పటికీ, మేము ఆయన్ను హత్య చేశామని ఆరోపించి ఉండేవారు. ఆయన మరణం కాటంగాలో సంభవించడమే ఇందుకు ముఖ్య కారణం.

"లుముంబా మరణం విషయంలో జోక్యం చేసుకొనడానికి సమితికి ఎట్టి హక్కు లేదు. అమెరికాలో ఇట్టి సంఘటనలు అనేకం జరిగాయి. అనార్కిస్టు సాకో, వాన్‌జెట్టీలు, అణురహస్యాలను ఇతరదేశాలకు చేరవేసిన గూఢచారులు ఎథెల్, జూలియస్ రోసెన్‌బర్గ్, కారల్ చెస్‌మన్, అంతర్జాతీయ దేశాల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఉరితీయబడ్డారు. ఈవిషయంలో అమెరికా సర్వతంత్ర స్వతంత్రంగా వ్యవహరించింది. కాని సమితి ఈవిషయాల్లో జోక్యం చేసుకొన్నదా?

"కాని మేము లుముంబాను ఉరితీయలేదు" వారిని మేము హత్యచేసినట్టు మమ్మల్ని నిందిస్తున్నారు. బాగానే ఉంది. కాని నేను మమ్మల్ని నిందించేవారిని ఒకవిషయం అడుగుతున్నాను. 'మేము లుముంబాను హత్యచేసినట్టు బుజువు చేయగలరా?' అని వారిని నేను ప్రశ్నిస్తున్నాను.

"ఐక్యత సాధిస్తేనే సంస్థకు శ్రేయస్సు"

ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాల అధ్యక్షకార్యదర్శుల సమావేశంలో ప్రధాని నెహ్రూ ఉద్ఘాటన

భావనగర్, ఫిబ్రవరి 13:—

కాంగ్రెస్ సంస్థలో నానాటికి హెచ్చుతున్న ముఠాతత్వం సంస్థ వినాశనానికే దారితీయగలదని ప్రధాని నెహ్రూ నిన్న ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాల అధ్యక్ష కార్యదర్శుల రహస్య సమావేశంలో ప్రసంగిస్తూ హెచ్చరిక చేశారు.

కాంగ్రెస్‌సంస్థ పటిష్ఠమైన సంస్థ అయినప్పటికీ, కొన్ని రాష్ట్రాలలో పొడచూపుతున్న ముఠాదోరణులు సంస్థ శ్రేయస్సుకు అత్యంత ప్రమాదకరమైనవని ప్రధాని హెచ్చరించారు.

ముఠాదోరణులవల్ల కాంగ్రెస్‌వాదులు సంస్థ ప్రధానాశయాలను, లక్ష్యాలను, విధానాలను విస్మరించడంజరుగుతున్నదని ఆయనఅన్నారు. ఎన్నికలు మానవునిలోనిఉత్తమత్వాన్ని బయటకుతెచ్చేవి కానికారణాన, ఎన్నికలపట్ల తనకు ప్రత్యేకమైన మోజు ఏమీలేదనీ, అయితే, ప్రజాస్వామ్యవ్యవస్థలో ఎన్నికలు ఒకభాగం కావడంవల్ల, ఎన్నికలలో పాల్గొనకతప్పదనీ ప్రధాని వివరించారు. కాంగ్రెస్, దేశంలోని గుణదోషాలన్నిటికీ ప్రతిబింబంవంటిదనీ, కాంగ్రెస్‌వాదులు తమలో భేదాలను రూపుమాపుకుని ఐక్యతకోసం తీవ్రకృషి కావించాలని శ్రీ నెహ్రూ ఉద్ఘాటించారు. నిర్దుష్టంగా జరిగే ఎన్నికలు ఆదర్శాలు, లక్ష్యాలు ప్రాతిపదికపై జరుగుతవని ప్రధాని అన్నారు. ఎన్నికలలో తన పాత్రనుగూర్చి వివరిస్తూ శ్రీ నెహ్రూ ఇలా అన్నారు:

"కాంగ్రెస్ విధానాలకు, లక్ష్యాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడమే ఎన్నికలలో నేను నిర్వహించవలసినపాత్రకు ప్రధానాదర్శం. ఎన్నికలలో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్నది ముఖ్యవిషయం కాదు. కాంగ్రెస్ విధానాలు ఏమిటన్నదే ముఖ్యవిషయం."

రెండురోజులనుంచి ఇక్కడ జరుగుతున్న ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం ఈరోజు పరిసమాప్తమైంది.

జాతీయ సమైక్యతా సాధన సమస్యనుగూర్చి అధ్యక్ష, కార్యదర్శులు కూలంకషంగా చర్చించారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో జాతీయ సమైక్య సాధన సంఘం తొలిసమావేశం ఏర్పాటు చేయడానికి నిశ్చయించారు.

శ్రీమతి ఇందిరాగాంధి జాతీయ సమైక్యతను గూర్చి సమావేశంలో ప్రసంగిస్తూ, దేశంలోని అల్పసంఖ్యాకవర్గాలవారిలో విశ్వాసం పెంపొందింపవలసిన ఆవశ్యకతను ఉద్ఘాటించింది.

శ్రీ దేబర్, జాతీయైక్యత ఆవశ్యకతను గూర్చి నిర్మాణ కార్యక్రమ ప్రాధాన్యాన్ని గూర్చి ప్రసంగించారు.

రాష్ట్రాలలో జరిగే ముఖ్యమైన ఉత్సవాల సందర్భాలలో ఒక ప్రత్యేకమతానికి సంబంధించిన ఆచారాలను అనుసరించతగదని, కొందరు ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు సూచించారు. 'హారతి'వంటి ఆచారాన్ని పురస్కరించుకుని ఈ సూచన చేసినట్లు తెలుస్తున్నది.

సమావేశం చేసినపనిని సంక్షిప్త సమీక్ష రూపంలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి, ప్రధానికి అందజేశారని కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ సాదిక్‌అలీ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఉత్తరప్రదేశ్‌లోకాని, బీహార్‌లోకాని కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటుచేయడానికి సమావేశం నిర్ణయించినదని కూడా శ్రీ సాదిక్‌అలీ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

రానున్న ఎన్నికలదృష్ట్యా ప్రతిరాష్ట్రంలోను కాంగ్రెస్ పరిస్థితిని సమావేశం చర్చించింది.

ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, తమ తమ రాష్ట్రాలకు సంబంధించిన వివరాలను సమావేశంలో తెలియజేశారు. రాజస్థాన్‌లో మాజీ సంస్థానాధీశులవల్ల కలుగుతున్న కొన్ని ఇబ్బందులను, మదరాసు రాష్ట్రంలో, స్వతంత్రపార్టీ ద్రవిడకజగం ఎన్నికల విషయంలో ఒప్పందం చేసుకోగల అవకాశాలు — ఇతర విషయాలను ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు చర్చించారు.

బాలుబాలపై దాడిలో 'జాతినిర్మూలనవర్గాలు'

పనిచేస్తున్నవని కాటంగా ప్రెసిడెంట్‌కు శ్రీ రాజేశ్వరదయాళ్ ఆక్షేపణ

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 13 :—

లియోపాల్డువిల్లీలోని మిత్రరాజ్యసమితి ముఖ్యప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ ప్రెసిడెంట్ మోయిసే షోంబీకి ఒక లేఖ వ్రాశారు. ఉత్తర కాటంగాలో బాలుబా జాతి తిరుగుబాటు దారులపై జరుపుతున్న దాడిలో "జాతి నిర్మూలన వర్గాలు" పనిచేస్తున్నందుకు శ్రీ షోంబీకి ఈ లేఖలో నిరసన తెలియజేయబడినట్లు భావిస్తున్నారు.

కాటంగా సాయుధ పోలీసులు "పట్టణాలను, పల్లెలను కాల్చివేసి, విచక్షణారహితంగా ప్రజలపైన తుపాకులు ప్రయోగిస్తున్నందుకు" ఈ లేఖలో నిరసన తెలియజేయబడింది.

పూర్వపు బెల్జియన్ స్థావరమైన కమినాపైకి తమ పురోగమనాన్ని కొనసాగిస్తామని కాటంగా అధికారులు తెలియజేశారు. దారిలో కనుపించినదానినల్లా కాల్చివేయవలసిందని సాయుధ పోలీసులకు ఉత్తర్వు లివ్వబడినట్లు ఇక్కడికి చేరిన కొన్ని వార్తలు సూచిస్తున్నవి.

ఎలిజబెత్‌విల్లీకి వాయువ్యంగా 250 మైళ్ల దూరాన వున్న మనుకుటను అనే పట్టణం మంటల పాలైనట్లు తెలుస్తున్నది.

ఒరియంటల్ రాష్ట్రంలోని స్టాన్లీవిల్లీనుంచి లుముంబా పక్ష సైన్యాలు ఈక్వెటార్ రాష్ట్ర సరిహద్దుకు వచ్చుచున్నవనీ వీటికి, కాంగోలీస్ సేనాని జనరల్ జోసెఫ్ మొబుటూ సైన్యాలకు మధ్య ఇక్కడ పోరాటం జరుగవచ్చునని ఇక్కడి పరిశీలకులు అన్నారు.

జనరల్ మొబుటూ వెయ్యిమంది సైనికు

[మిగతా 2 వ పేజీలో]

పదార్థవిజ్ఞానశాస్త్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిభ

మొత్తం జాతీయ ఫెలోషిప్‌లను ఆంధ్రులే సాధించుకొన్న ఘనత

హైదరాబాద్, ఫిబ్రవరి 13:—

పదార్థశాస్త్రంలో భారతప్రభుత్వం ప్రకటించిన జాతీయ పరిశోధనా ఫెలోషిప్‌లు మూడు కూడ ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులకే లభించినవి.

వారిపేర్లు : డాక్టర్ ఆర్. రాఘవరావు, డాక్టర్ బి. లక్ష్మీనారాయణ, డాక్టర్ హెచ్. సేతురామారావు.

అత్యున్నత ప్రమాణం, ప్రతిభగల వారికి ప్రోత్సాహం ఇయ్యటంకోసం భారత ప్రభుత్వం ఈ ఫెలోషిప్‌లను ప్రారంభించింది. ఇవి లభించినవారు విజ్ఞాన శాస్త్రంలోనో, లేక సాంకేతికంగానో పరిశోధనలు జరుపుతారు. గుర్తింపబడిన విశ్వవిద్యాలయంలోగానీ లేక పరిశోధనాసంస్థలోగానీ వీరు పరిశోధన జరుపవచ్చు.

ఈ ఫెలోషిప్‌లు ఇయ్యటానికి సెలెక్షన్లు అఖిల భారతస్థాయిలో జరిగినవి. పదార్థశాస్త్రంలో ప్రతిభ, పాండిత్యం ఉన్నవారికి ప్రస్తుతం లభించే గుర్తింపులలో ఇదేఅత్యున్నతమైనది. శాస్త్రీయ విజ్ఞానానికి గుణాత్మమైనసేవ చేయటానికి వీరికి ఈ గుర్తింపు తోడ్పడుతుంది.

ఈ ఫెలోషిప్ వచ్చినవారికి ఒక్కొక్కరికి నెలకు రు. 400 స్టైపెండ్ ఇస్తారు. అదికాక ప్రత్యేక పరికరాలు ఏవైనా కొనుక్కోవటానికి సంవత్సరానికి వెయ్యిరూపాయలిస్తారు. ఈ ఫెలోషిప్ కాలపరిమితి మామూలుగా మూడేళ్లు, ప్రత్యేక పరిస్థితులలో 5 సంవత్సరాలవరకు పొడిగించే అవకాశమున్నది.

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ కె. వి. వెంకటరమణకుకూడ పదార్థశాస్త్రంలో జాతీయ ఫెలోషిప్ ఇయ్యటానికి ఆమోదించింది. శ్రీ వెంకటరమణ డాక్టరేట్‌పట్టం పుచ్చుకొన్న తర్వాత ఆయనకు ఈ ఫెలోషిప్ ఇస్తారు.

సోవియెట్ నిరసనకు ఫ్రాన్సు సమాధానం

పారిస్, ఫిబ్రవరి 13 :—

సోవియెట్ ప్రెసిడెంట్ బ్రెజ్నెవ్ ప్రయాణం చేస్తున్న విమానాన్ని అడ్డగించినందుకు ఆక్షేపణను తెలియజేస్తూ ఫిబ్రవరి 11న పంపిన లేఖలోకొన్నిపదాలు 'ఆమోదయోగ్యంగా లే'వంటూ ఫ్రెంచి ప్రభుత్వం సోవియెట్ విదేశాంగమంత్రి శ్రీ ఆండ్రీ గ్రోమికోకు నిన్నను ఒకలేఖపంపింది.

బస్సు జాతీయకరణ

(1వ పేజీ తరువాయి)

బస్సు రూట్లను జనవరి 1వ తేదీనుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఎన్నికల సంఘానికి జరిగిన ఎన్నికలలో రవాణా శాఖమంత్రి అభ్యర్థిత్వాన్ని దరఖాస్తు దారులు ఆయనకు వోట్లు సమకూర్చటం ద్వారా బలపరచలేదన్న కారణంతో ఈనిర్ణయం తీసుకున్నందున అది కక్షతో కూడినదైన కారణంచేత దానిని రద్దు చేయాలని దరఖాస్తు దారులు ప్రధానంగా పేర్కొన్నారు. ప్రస్తుతం బస్సులు నడుపుతున్న యజమానుల రూట్లకంటె ముందుగానే జాతీయం చేయడానికి ముందు జాతీయం చేయబడిన రూట్ల గేడును పెంచడంవలన మంత్రిగారు భారత రాజ్యాంగంలోని 14 వ సూత్రానికి విరుద్ధంగా విచక్షణతో కూడిన ఉత్తర్వును జారీ చేశారని కూడా వారు పేర్కొన్నారు.

దరఖాస్తుదారులు పేర్కొన్న అంశాలను న్యాయమూర్తులు అంగీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమనీ, కక్షతో కూడినదని పేర్కొంటూ రద్దుచేశారు.

సంగ్రహ ప్రకటనలు

నోటీసు

ఎస్టేట్సు అబాలిషన్ ట్రిబ్యునల్ కోర్టు, చిత్తూరు.
ఒ. పి. నం. 39 ఆఫ్ 1961

పిటీషనరు : రాణి పార్వతమ్మణి.
రెస్పాండెంట్లు : రాజా నీరబసవ చిక్కరాయల్ వై. బి. వారు, తదితరులు.

ఇందుమూలమున తెలియపరచున దేమనగా, పుంగనూరు జమీన్ ఎస్టేటు పైనల్ కంపెన్సేషన్‌లో నుంచి మెయింటెనెన్సు హోల్డరుగా తనకు రు. 15,000— చెల్లింపవలసినదిగా పెట్టుకొన్న క్లెయిమును రికగ్నైజు చేయవలసిందని కోరుతూ పిటీషనరు దాఖలు చేసిన పై పిటీషన్ చిత్తూరు డిస్ట్రిక్టు కోర్టులో 27—2—61 తేదీ ఉ. 11 గం.కు వాయిదా వేయబడింది. ఎవరైనా అభ్యంతరము ఉన్నవారు కోర్టులో దాఖలు చేయవచ్చును.

(సం.) సి. పి. వసంతరాజన్,
పిటీషనరు తరపు అడ్వకేటు.

కుటీర పరిశ్రమలు

కొత్త రాబడి ఇంగ్లీషు బుక్‌లో ముడిసరుకుల సాధన సంపత్తి మెషినరీలుసహా వివిధ లాభసాటి పరిశ్రమల వివరములు కలవు. ధర రు. 8—50 పోస్టేజి రు. 1—25. వివరములకు :
COTTAGE INDUSTRIES (AVE-144)
P.B. No. 1262, Angoori Bagh, Delhi

గరీబ్

న్యాయవాది పొరుగు



ఈ ప్రక్కఇంట్లో ఒక ప్లీడరు కాపరం పెడుతున్నాడట

హతోస్మి! ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు నిలిచేయోగం లేదా ఏమిటి?

కాని పాపం ఆయన పెద్దమనిషిలాగే కనుపిస్తాడు

పెద్దమనిషా, సరేలే! వాళ్ళు బ్రతికేదే కొట్లాటలమీద, గిల్లికజ్జాలమీద!

హామర్ షెల్డ్ దశసూత్ర పథకంపై లావోస్ మంత్రుల చర్చ

(మన ప్రత్యేక విలేఖరి) వియంటియేన్, ఫిబ్రవరి 13:—

లావోస్‌లో ఏర్పడిన విషమపరిస్థితిని తొలగించి శాశ్వత పరిష్కారానికి తోడ్పడగల శ్రీ హామర్ షెల్డ్ దశసూత్ర పథకాన్ని గురించే లావోస్ మంత్రివర్గం నిన్న ముఖ్యంగా చర్చించింది.

సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్షెల్డ్ ప్రతిపాదనలను మిత్రరాజ్యసమితిలోని లావోస్ ప్రతినిధి శ్రీ ఖంఫాన్ పన్యా గొనివచ్చారు. ఈ ప్రతిపాదనలను ప్రధాని ప్రిన్స్ బవునోమ్, జనరల్ ఫుమీ మంత్రివర్గంలోని వారి సహచరులు పరిశీలిస్తున్నారు.

శ్రీ హామర్షెల్డ్ చేసిన ప్రధాన ప్రతిపాదనలివి: దేశంలోని అన్ని రాజకీయవర్గాల ప్రతినిధులు కల ప్రభుత్వం లావోస్‌లో ఏర్పడాలి. కేవలం మితవాదులకు మాత్రమే స్థానంగల ప్రస్తుత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్నిర్మించాలని శ్రీ హామర్షెల్డ్ సూచించారు.

ఆయన కొత్తగా ఏర్పడదగు మంత్రివర్గంలో వుండవలసిన వేర్వేరు పక్షాల పేర్లు ఉదాహరించలేదు. అయితే ప్రిన్స్ సౌవన్న ఫౌమా తిరిగి రావడం, పాథెట్ లావో వర్గానికికూడా ప్రభుత్వంలో స్థానం వుండడంవల్ల శ్రీ హామర్షెల్డ్ సుముఖుడనే తెలుస్తున్నది.

రాయల్ లావోస్ ప్రభుత్వంగాని, దానిని సమర్థిస్తున్న రాజ్యంగాని సైనిక పరిష్కారాన్ని విధించదలచినపక్షంలో అది ప్రస్తుతపు ఉద్రిక్తతను మరింతగా హెచ్చించగలదనే సమితి సెక్రెటరీ జనరల్ అన్యాపదేశంగా సూచించారు.

లావోస్ తనకు ఆర్థిక సహాయం చేసే రాజ్యానికిగాని, రాజ్యాలకుగాని కీలుబొమ్మ కారాదని, దేశం మనుగడకు, అభివృద్ధికి ఒక తటస్థ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనకరం కాగలదని శ్రీ హామర్షెల్డ్ సూచించారు.

లావోస్ స్వాతంత్ర్యాన్ని అభ్యున్నతిని ఆకాంక్షించే రాజ్యాలు, ఆగ్నేయ ఆసియాలో శాంతిని కోరే రాజ్యాలు మిత్రరాజ్యసమితి ఆజమాయిషీలో ఒక అంతర్జాతీయ సంస్థద్వారా ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన సూచించారు.

లావోస్ రాజు సవంగ వర్ధనగాని, జనరల్ ఫుమీగాని శ్రీ హామర్షెల్డ్ సూచించిన విధంగా మంత్రివర్గ పునర్నిర్మాణానికి ఎట్టి చర్యను తీసుకోలేదు.

జార్స్ మైదానంలో యిప్పుడు రేగుతున్న యుద్ధ పర్యవసానం సరళి పైనే వీరు చర్య తీసుకోవడం ఆధారపడి వుంటుంది.

వియంటియేన్‌కు ఉత్తరంగా కాంగ్‌లే, పాథెట్‌లావో బలాలతో సాగుతున్న యుద్ధంలో ప్రభుత్వ బలాలు స్వల్పంగా పురోగమించాయని తెలుస్తున్నది. అయితే ఈ స్వల్ప పురోగతిని యుద్ధఫలితాన్ని తేల్చే పెద్ద విజయంగా పరిగణించడానికి వీలులేదని లావోషియన్ సైనికవర్గాలవారు అన్నారు.

లువాండాలో తిరిగి-కాల్పులు

ప్రదర్శకులను పట్టుకోడానికి పోలీసుల ప్రయత్నం

లిస్బన్, ఫిబ్రవరి 12:— అంగోలా రాజధాని లువాండాలోని సావోపాలు పేటలో నిన్నరాత్రి జైలుపై దాడిజరిపినవారు దాగుని వున్నారనే అభిప్రాయంతో పోలీసులు ఆపేటపై తమ ఉచ్చులను బిగిస్తున్నారు.

నిన్నరాత్రి సావోపాలు జైలుపై జరిపిన దాడిలో ఏడుగురు ప్రదర్శకులు నిహతులైనారనీ, 20 మంది అరెస్టయినారనీ లూసిటానియా, న్యూస్ ఏజన్సీ ప్రకటించింది. అయితే ఈ వార్త యింకా ధ్రువపడలేదు.

గతవారం రోజులలో లువాండాలో జరిగిన మూడవ సంఘర్షణ యిది.

నిన్నరాత్రి దాడిజరిగిన జైలులో యింతకు ముందు జరిగిన తొలిసంఘర్షణలతో సంబంధంగల పెక్కుమంది ప్రదర్శకులున్నారని లూసిటానియా న్యూస్ ఏజన్సీ అన్నది.

వారం రోజులక్రితం జరిగిన ఈ దాడులలో పాల్గొన్నట్లు అంచనా వేయబడిన 180 మందిలోను 24 మంది నిహతులైనారనీ, సుమారు 100 మంది గత వారాంతంలో అరెస్టయి వుండాలి, 24 మంది నిహతులైనారని అరెస్టయిన వారిలో కొందరు క్షతగాత్రులు కూడా కలరనీ తెలుస్తున్నది.

జైలుపై జరిగిన దాడి ముందాలోచించుకొని జరిపిన క్రమబద్ధమైన దాడివలెగాక అప్పటికప్పుడు ఎవరో కొందరు ప్రాణాలతో తెగించి ఉద్రేకంలో జరిపిన దాడిగా తోస్తుందని లూసిటానియా న్యూస్ ఏజన్సీ అన్నది.

ఈ దాడిజరిపిన వారిలో పెక్కుమంది మద్యం యితర నిషిద్ధద్రవ్యాలు సేవించి వున్నారట. దాడికిముందు కొందరు అనుమానాస్పదమైన పరిస్థితులలో తిరగడాన్ని గమనించి వుండటంవల్ల పోర్చుగీస్ అధికారులు వెన్వెంటనే చర్యతీసుకొనటానికి అవకాశం ఏర్పడింది.

గాయపడిన దక్షిణాఫ్రికా పత్రికా విలేఖరి శ్రీ విల్సన్ ఖార్సిన్ ట్రౌన్ శస్త్రచికిత్సకు పిమ్మట అపాయ పరిస్థితి తొలగిపోయిందని తెలుస్తున్నది.

పోర్చుగల్ ప్రెసిడెంట్‌కు ప్రతిపక్షం సూచన

సాలజార్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యండి

లిస్బన్, ఫిబ్రవరి 12:— పోర్చుగల్‌లోని రెండవ పెద్దపట్టణమైన ఒపోర్టోలోని ప్రతిపక్ష సభ్యులు అందరు లిస్బన్‌లోని ముగ్గురు ప్రతిపక్ష నాయకులు గత సోమవారంనాడు ప్రెసిడెంట్ అమెరిగోటోమస్‌ను కలుసుకొని ప్రస్తుతపు నేషనల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, పోర్చుగీస్ రాజ్యాంగం పూచీపడిన ప్రాథమిక స్వాతంత్ర్యాలను పునరుద్ధరించవలసిందంటూ చేసిన ప్రతిపాదనను తాము సమర్థిస్తున్నామన్నారు.

ఒపోర్టోలోని 70 మంది రాజకీయవాదులు ప్రెసిడెంట్‌కు ఒక తంతివిస్తూ పై అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రతిపక్ష వర్గాలవారు తమ ఉద్యమాన్ని ఇంకా పెక్కుమంది బలపరచగలరన్నారు.

ఇదేసమయంలో 'గియురావోదా' అనే రిపబ్లిక్ పక్షపు రాజకీయ పత్రిక కూడా ముగ్గురు లిస్బన్ ప్రతిపక్ష నాయకులు అనుసరించిన వైఖరిని బలపరచింది. పత్రికలపై సెన్సార్‌షిప్‌ను వెంటనే రద్దుచెయ్యాలని పత్రిక సంపాదకులు కోరారు.

ఫిలిప్పైనో ఉద్యోగి దుర్మరణం

భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకొనివుండవచ్చునట

మనిలా, ఫిబ్రవరి 12:— మనిలాకు వెలుపల వకాటోలో నివసిస్తున్న ఎపిఫ్లో లోబ్రిగో అనే 46 ఏళ్ల వయస్సుగల ఫిలిప్పైనో అక్కౌంటెంట్, 36 ఏళ్ల ప్రాయంగల ఆయన జపనీస్ భార్య సెకికో ఒయాలోబ్రిగోలు వారియింట నేడు చనిపోయివున్నారు.

పిల్లల ఏడుపు విని యిరుగు పొరుగువారు పోలీసులను పిలిచి బలవంతాన తలుపులు తెరిచి చూడగా క్షౌరం చేసుకొనే రేజర్ ఒకటి వారి ప్రక్క కనిపించింది. ఇరువురి కంఠాలు తెగిపోయి వున్నాయి.

బహుశా అతడు భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకొని వుండవచ్చునని ఈ సంఘటన దర్యాప్తుచేసిన పోలీసులు భావిస్తున్నారు.

లాహోర్‌లో ఎలిజబెత్‌రాణి

లాహోర్, ఫిబ్రవరి 12:— నిన్న సాయంకాలం యిచ్చట చారిత్రక సుప్రసిద్ధ షాలిమార్ ఉద్యాన వాటికలో జరిగిన స్వాగత సభలో ఎలిజబెత్‌రాణి ప్రసంగిస్తూ పరస్పర సహకార సద్భావ ప్రకటనలమీద కామన్వెల్తు దేశాల సమాఖ్య ఆధారపడి వున్నదని, అది ముమ్మున్ముందు అభివృద్ధి చెందినట్లయితే అందరికీ క్షేమకరమేనని అన్నారు.

సభకు 3 వేలమంది ఆహ్వానితులు విచ్చేశారు.

కెన్నెడీప్రభుత్వం వైఖరి

త్వరలోనే తెలియగలదని రాయబారి ప్రకటన

వియంటియేన్, ఫిబ్రవరి 13:— లావోస్‌లో అంతర్యుద్ధం ఫలితంగా ఏర్పడిన విషమ పరిస్థితిని తొలగించదగు మార్గాలను గురించి ప్రెసిడెంట్ కెన్నెడీతో మాట్లాడి లావోస్‌లోని అమెరికన్ రాయబారి శ్రీ విన్‌త్రాప్ బ్రవున్ నిన్న తిరిగి వచ్చారు.

ఈయన రాజు సవంగ్ వర్ధనతోను, యితర ఉద్యోగులతోను వచ్చే కొలదిరోజులలోను తాను గొనివచ్చిన కొత్త ప్రతిపాదనలను గురించి చర్చించగలడనుకొంటున్నారు.

కెన్నెడీ ప్రభుత్వం వైఖరి త్వరలోనే తెలియగలదని శ్రీ బ్రవున్ నిన్నరాత్రి అన్నారు.

అమెరికాలో జాతివిచక్షణ

ఆఫ్రికాతో సామరస్యానికి అడ్డుపడుతున్నదని ఆరోపణ

వాషింగ్టన్, ఫిబ్రవరి 13:— అమెరికాలో జాతివిచక్షణే దానికి ఆఫ్రికాకు మధ్య మరింతగా సామరస్యం పెంపొందడానికి ప్రతిబంధకంగా వున్నదని ముగ్గురు సెనేటర్లు నిన్న సెనేట్ విదేశసంబంధాల సంఘానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.

గత నవంబర్, డిసెంబర్ నెలలలో ఆఫ్రికాలోని 16 దేశాలలో వీరు ఆఫ్రికనుల స్వాతంత్ర్యేచ్ఛ పట్ల తనకు సానుభూతి కలదని నిరూపించడం అమెరికాకు కష్టసాధ్యమైన చర్య కాగలదని వీరు అన్నారు.

వీరిలో ఒకరు శ్రీ ఫ్రాంక్ చర్చి (డెమొక్రాట్ ఇడాహా) మరొకరు శ్రీ గేల్ మెక్‌గో. మూడవవారు శ్రీ ఫ్రాంక్ మోస్ (డెమొక్రాట్-ఉటా) ఆఫ్రికాపట్ల అమెరికా విధానాలు సానుభూతిపూర్వకంగానే వున్నవని సమితి చర్యలలో అనుసరించిన వైఖరే నిరూపిస్తున్నదని, యిదిముఖ్యంగా ఆల్జీరియా విషయంలో మరింత సుస్పష్టమని వీరు అన్నారు.

నేపాల్‌లో 19 మంది ప్రభుత్వ అధికార్ల బర్తరఫ్

సర్వీస్ కమీషన్ ఆమోదం లభించని ఫలితంగా

ఖాట్మండూ, ఫిబ్రవరి 12:— నేపాల్ ప్రభుత్వంక్రిందవున్న 19 మంది అధికార్లు ఉద్యోగాల నుంచి తొలగించబడినట్లుగా నేపాల్ ప్రభుత్వం హోంశాఖ ప్రకటించింది. ఇందులో ఆరుగురు జిల్లా ఉద్యోగులు. ఈ ఉద్యోగుల నియామకాలు కొయిరాలా ప్రభుత్వ అధికారంలో వుండగా జరిగినయి. సర్వీస్ కమీషన్ ఈ నియామకాలను ఆమోదించలేదు.



సిక్కిం మహారాజా ఫిబ్రవరి 7 వ తేదీన నాగార్జునకొండ సందర్శించినప్పటి చిత్రం

ఆయుధకర్మాగారాలలో ఉత్పత్తి పెరుగుదల

: x :

రక్షణ మంత్రి శ్రీ కృష్ణమీనన్ ప్రకటన

కలకత్తా, ఫిబ్రవరి 12:—

ఆయుధాల ఫ్యాక్టరీలలో ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి 1956-57 నాటి ఉత్పత్తికంటె రెట్టింపు పైగా కాగలదని, 1956-57 సంవత్సరంలో 14 కోట్లరూపాయల విలువగల ఉత్పత్తిమాత్రం జరిగిందని రక్షణమంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేటి ఉదయం ఇక్కడ తెలియజేశారు.

ఈశాపూర్ మెటల్, ఉక్కు కర్మాగారంలో 30 టన్నుల బేసిక్ ఓపెన్—హార్త్ ఫర్నేసుకు ప్రారంభోత్సవం జరుపుతూ ఆయన పై విషయం తెలియజేశారు.

శ్రీ కృష్ణమీనన్ భారత వైమానికదళానికి చెందిన విమానంలో నేటి ఉదయం ఢిల్లీనుంచి ఇక్కడకు విచ్చేశారు.

డివిజనల్ కమాండర్ మేజర్ జనరల్ ఎస్. సి. మిశ్రా, ఆయుధాల కర్మాగారాల డైరెక్టర్—జనరల్ శ్రీ ఎస్. పి. షహానే, ఎయిర్‌వైస్—మార్షల్ కె. ఎల్. సోంధీ, బ్రిగేడియర్ జి. ఐ. ఎస్. కుల్వార్ ప్రభృతులు శ్రీ మీనన్‌కు డమ్‌డమ్ విమానాశ్రయంలో స్వాగతం చెప్పారు.

ఈ ఆయుధాల కర్మాగారం విస్తరణకు బాధ్యులైన పనివారల కృషిని ఆయన ప్రశంసించారు. దేశంలోని ఉక్కు కర్మాగారాల ఉత్పాదకశక్తిని రెండురెట్లు లేదా మూడు రెట్లు చేయడం ప్రభుత్వం ఉద్దేశమని, ఈ మూలపరిశ్రమలో ఆశించినదానికంటె ఎక్కువ ఉత్పత్తి కాగలదని తాను ఆశిస్తున్నానని శ్రీ కృష్ణమీనన్ తెలియజేశారు.

అమెరికానుండి ప్రత్తి దిగుమతికి ఇండియా ప్రయత్నాలు

ఈజిప్టు, సూడాన్‌దేశాల వ్యతిరేకత

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:— దేశంలో అప్పుడప్పుడు కలిగే ప్రత్తి కొరతను నివారించడానికై అమెరికా నుండి దిగుమతి చేసుకోడానికి భారతప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలనుసూడాన్,ఈజిప్టు,తూర్పు ఆఫ్రికాదేశాలు వ్యతిరేకిస్తున్నాయి.దీనితో ప్రభుత్వ ప్రయత్నాలు నెరవేరలేదని తెలుస్తున్నది.

అమెరికా నుండి పి.యల్. 480 నిబంధన క్రింద ప్రత్తి దిగుమతికి దీర్ఘకాలిక ఒడంబడిక చేసుకోవాలని భారతప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇటీవల ప్రభుత్వం అమెరికాకు ఒక సూచన చేసింది కూడా.

అమెరికా ప్రత్తిని ఎగుమతి చేస్తే, భారతదేశంలో తమకు గల మార్కెట్‌కు ప్రతిబంధకం ఏర్పడ గలదని ఈజిప్టు, సూడాన్ ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. నాలుగు సంవత్సరాలలో అమెరికానుండి 24 లక్షల టన్నుల మేరకు దిగుమతి చేసుకోవాలని ఇండియా మొదట ప్రతిపాదించింది.

ఇటీవలనే అమెరికానుండి మూడులక్షల బేళ్లు దిగుమతి కావడం, పూర్తిగా వినియోగించడం అంతా జరిగిపోయింది. త్వరలోనే మరొక మూడు లక్షల బేళ్లు దిగుమతి కానున్నవి.

హిందూమహాసముద్రంలో అణ్వస్త్ర పరీక్షల వార్త

నిజంకాదని ప్రకటన

మడగాస్కర్, ఫిబ్రవరి 11:— హిందూ మహాసముద్రంలోని కెర్గ్యూలెన్ ద్వీపాలలో అణ్వస్త్ర పాటవ పరీక్షలను ఫ్రాన్సు జరపగలదని వెలువడిన వార్తలు నిజంకావని మడగాస్కర్‌లోని ఫ్రెంచి అధికారులు ప్రకటించారు.

కాని కెర్గ్యూలెన్ ద్వీపాలలో వాతావరణ పరిశోధన నిమిత్తం ఒక శాస్త్రజ్ఞుల బృందం ఉండగలదని అధికారులు పేర్కొన్నారు.

పత్రికా సంపాదకుడు: ప్రభుత్వాధినేత

ఇద్దరికీ సమానస్థాయిలో వేతనం ఇవ్వాలని

కరాచీ సంపాదకుని సూచన

కరాచీ, ఫిబ్రవరి 12:— "ప్రభుత్వోద్యోగాలతో పోల్చి చెప్పాలంటే దినపత్రికలలో పనిచేసే సంపాదకునికి ఒక దేశంయొక్క ప్రెసిడెంటుకు ఎంత వేతనం ఇస్తారో అంత వేతనం ఇవ్వాలి"—జర్నలిస్టుల వేతన నిర్ణాయక సంఘంవారికి కరాచీలోని ఒక ప్రముఖ దినపత్రిక సంపాదకుడు ఇటీవల చేసిన సూచన ఇది.

అయితే జర్నలిస్టుల వేతన నిర్ణాయక సంఘంవారు 'ఎ' తరగతి దినపత్రికలో పనిచేసే సంపాదకునికి ప్రభుత్వ సమాచారశాఖ డైరెక్టర్‌కు ఎంత వేతనం ఇవ్వబడుతుందో దాదాపు అస్థాయిలో అంత వేతనాన్ని నిర్ణయించారు. వేతన సంఘంవారు సిఫార్సు చేసిన జీతం నెలకు రూ. 1300—60—1600. దీనికి తోడు అదనంగా వందరూపాయలు ప్రత్యేక వేతనం ఇవ్వాలని కూడా వారు సిఫార్సు చేశారు.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో సంపాదకులకు లభిస్తున్న వేతనాలు రూ. 1000—4,500 మధ్యలో ఉన్నాయి.

అప్పులపీడ పడలేక పిల్లుల అమ్మకం

బ్రిటన్, ఫిబ్రవరి 12:— ఆస్ట్రేలియా దేశస్థురాలైన నాన్సీకాటన్ అనే పియానో వాద్యరాలు, తన అప్పులను తీర్చేనిమిత్తం తనకు మిగిలిన ఆస్తినంతటినీ అమ్మదల్చుకొన్నది. అయితే ఆమెకు మిగిలిన ఆస్తంతా 64 పిల్లులుమాత్రమే. అప్పులు మాత్రం 5022 పౌన్లు. జంతురక్ష సమితివారు 64 పిల్లులకు 250 పౌన్లు యిస్తామని బేరం పెట్టారు.

స్వతంత్రపార్టీలో జయపూర్ మహారాణి ప్రవేశం

కాంగ్రెసుపార్టీ సంస్కరణకు తాను ఈ పనిచేసినట్లు ప్రకటన

(ఆంధ్రప్రభ విలేఖరి)

జయపూర్, ఫిబ్రవరి 12:— రాజస్థాన్ కాంగ్రెసు పార్టీని సక్రమ మార్గములో నడిపించే లక్ష్యంతో స్వతంత్రపార్టీలో తాను చేరానని జయపూర్ మహారాణి శ్రీమతి గాయత్రీదేవి ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మితవాద ప్రతిపక్షం ఒకటి అవసరమని తాను భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

మహాత్మా గాంధీజీ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెసుపార్టీ నేడు ప్రవర్తిస్తున్నదని మహారాణి తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలలో ఎలా ఉన్నప్పటికీ రాజస్థాన్‌లో కాంగ్రెసు పార్టీ సజీవసంస్థ కాదన్నారు.

స్వతంత్రపార్టీ స్థాపకులయిన శ్రీ రాజగోపాలాచారిపట్ల తనకు, తనభర్తకు మొదటినుండి అపార గౌరవం కలదని, అందుచేతనే స్వతంత్రపార్టీలో చేరడానికి తాను నిశ్చయించానని శ్రీమతి గాయత్రీదేవి వివరించింది.

నేపాల్ - చైనా సరిహద్దు సంధి

అనుకూలపరిస్థితులు ఏర్పడినట్లు విదేశాంగమంత్రి చెన్‌యీ ప్రకటన

పెకింగ్, ఫిబ్రవరి 12:— చైనీస్ విదేశాంగమంత్రి శ్రీ చెన్‌యీ నిన్న ఒక ప్రకటనచేస్తూ నేపాల్ చైనాల—సంయుక్త సరిహద్దు నిర్ణాయకసంఘం పెక్కువిషయాలపై సమాధానానికి రావడంద్వారా ఒడంబడిక జరగడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించిరన్నారు.

సరిహద్దు నిర్ణాయకసంఘంలోని నేపాలీస్ ప్రతినిధివర్గం నాయకుడు మేజర్ జనరల్ పద్మ బహదూర్ క్షత్రి గౌరవార్థం చేసినవిందు సందర్భంగానే చైనా విదేశాంగమంత్రి ఈ విధంగా అన్నారు.

ఈ విందుకు చైనీస్ ప్రధాని శ్రీ చౌఎన్‌లై, ప్రముఖ చైనీస్ ప్రభుత్వోద్యోగులు, పెకింగ్‌లోని విదేశ దౌత్య మంత్రులు కూడా హాజరైనారు.

'ఉద్యోగులు సెలవులు వినియోగించుకోవాలి'

కేంద్రప్రభుత్వ సర్క్యులర్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:— ప్రభుత్వోద్యోగులు విధిగా సెలవులు వినియోగించుకోవాలని, ఇవి యేడాదికొకసారి అయితే బాగుంటుందని, ఉద్యోగులు సెలవులను వాడుకోవడంవల్ల వారికి తగినంత విశ్రాంతి లభించి తిరిగి నూత్న ఉత్సాహంతో పనులకు హాజరు కాగలుగుతారని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.

సెలవు కావాలని దరఖాస్తు పెట్టిన ఉద్యోగులకు సెలవు మంజూరు చేయడానికి వీలులేకపోతే వారు ఎప్పుడు సెలవు తీసుకోడానికి వీలుంటుందో ఒక సూచిక పట్టీని తయారు చేయాలని, అలా అయితే ఆయా ఉద్యోగులు వంతులవారిగా విశ్రాంతి తీసుకుందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం తన సర్క్యులర్‌లో సూచించింది.

టెలిఫోన్ సౌకర్యంలో కొత్తఘట్టం

బెంగుళూర్, మద్రాస్‌లమధ్య ప్రారంభం

బెంగుళూరు, ఫిబ్రవరి 13:— మద్రాస్—బెంగుళూర్‌లమధ్య టెలిఫోన్ వార్తలు అత్యంత శీఘ్రగతిని చేరే కొత్త పద్ధతిలో నిన్న ప్రారంభమయింది. ఈ అధునాతనపద్ధతి ఎలాగ ఆచరణలో వుండగలదో తొలిసారిగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయంలో ఇప్పటదూ పెంపబడింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విలేఖరి, రెండు నిముషాలలో మద్రాస్ కార్యాలయంతో టెలిఫోన్‌ద్వారా సంబంధం పెట్టుకొని 3 నిమిషాలసేపు మాట్లాడారు.

ఈ టెలిఫోన్ సర్కిల్ డైరెక్టర్ శ్రీ కె. వి. పాయ్ ఈ నూతన ప్రక్రియ, టెలిఫోన్‌వార్తా సేకరణలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని అన్నారు. ఇటు వంటి సౌకర్యం ప్రధాన నగరాల మధ్య ఏర్పడగలదని తెలియజేశారు.

పంజాబీ కుగ్రామంలో భూటాన్ మహారాజుకు పౌరసన్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:— ఇక్కడకు సుమారు 25 మైళ్ళ దూరంలో బల్లభ్‌ఘర్ సమాజాభివృద్ధిబ్లాక్‌లోగల ఒక చిన్న పంజాబీ గ్రామాన్ని భూటాన్ మహారాజా నిన్న సందర్శించారు. ఆయన ఆ గ్రామానికి చేరగానే పల్లెవాసులు ఆయనకు స్వాగతమిచ్చి, ఒకగ్లాసుతో చల్లని చెరకురసాన్ని ఆప్యాయంగా అందించారు. ఆ గ్రామంపేరు కురలి.

నిన్న ఆగ్రామంలో ఆయనకు పౌరసన్మానం జరిగింది. గర్‌గావ్ జిల్లా డిప్యూటీ కమీషనర్ ఆయనకు ఒక పట్టుతలపాగాను బహూకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ భారత భూటాన్ దేశాల మైత్రి అతిప్రాచీనమైనదని, ఉభయ దేశాల సంబంధాలు నానాటికి గాఢతరమవుతున్నాయనీ అన్నారు.

గ్రామంలోని ఆస్పత్రిని, స్త్రీలు తీరిక సమయాలలో చేతిపనులలో శిక్షణపొందే కేంద్రాన్ని, వ్యవసాయ, పశుప్రదర్శనాన్ని తిలకించి భారతదేశంలో గ్రామప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయో ఆయనఅవగాహన చేసుకొన్నారు.

బీహార్ బెంగాల్ రాష్ట్రాలలో ఖాదీగ్రామీణ పరిశ్రమలు

అభివృద్ధికి రెండుకోట్లు మించి కేటాయింపు

బొంబాయి, ఫిబ్రవరి 12:— బీహార్, బెంగాల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి నిమిత్తం 2,15,00,000 రూపాయలను ఖాదీగ్రామీణ పరిశ్రమల సంఘం కేటాయించింది. ఈమొత్తాన్ని 1961—62 సంవత్సరంలో ఖర్చుపెడతారు.

ఈ మొత్తంలో 1,49,79,687 రూపాయలను బీహార్ రాష్ట్రానికి కేటాయించారు. ఆ తరువాత బెంగాల్‌కు 52,96,920 రూపాయలు లభించింది.

మత్స్యాల వేటకు ఉపకరణాలు

ఎర్నాకులం, ఫిబ్రవరి 12:— సముద్రతీరంలో చేపలు పట్టడానికి ఉపకరించే ట్రాలర్స్‌ను కొనడానికి లేదా తయారు చేయడానికి రెండుకోట్లన్నర రూపాయలతో ఒక పథకాన్ని రాష్ట్ర, కేంద్ర మత్స్యశాఖోద్యోగుల సమావేశం నిన్న ఇక్కడ తయారు చేసింది.

అల్జీర్స్, ఫిబ్రవరి 13:— అల్జీరియాలో చెదురుగా జరిగిన సంఘర్షణలలో ఇద్దరు మరణించారని, అయిదుగురు గాయపడ్డారని నిన్న ఇక్కడకుచేరినవార్తలుతెలుపుతున్నాయి.

వెకో విరోచన చాక్లెట్
కమ్మగా పనిచేస్తుంది.
తియ్యగా వుంటుంది. అన్ని కొట్లలో దొరుకును.
ఇండియన్ డ్రగ్ కంపెనీ, విజయవాడ—2.

కాశ్మీర్ శాలువ

రు 6/- మాత్రమే
పెద్ద సైజు కాశ్మీరు శాలువ మీరుకోరిన రంగులో రు. 6/— లకే పొందండి. ప్యాకింగు పోస్టేజి రు 1—50 అదనం. 2 శాలువలు రు 12/— పోస్టేజి ఉచితం. 4 శాలువలు రు 20/— పోస్టేజి ఉచితం.
HIND SHAWL HOUSE,
Urdu Bazar, (A. P. D.) Delhi-6.

ఆంధ్రప్రదేశ్ ఆటవిక శాఖ
నంద్యాల ఫారెస్టు డివిజన్
గవర్నమెంటు కలప వేలం నోటీసు
నంద్యాల డివిజన్ ఫారెస్టు ఆఫీసరు గారిచే 20—2—61వ తేదీ ఉదయం 9 గం. నుండి కర్నూలుజిల్లా ఆత్మకూరులోసుమారు15,000 ఘ. అ నల్లమలటేకు, నల్లమద్ది, ఏగి, టేకు ధ్వజస్తంభములు వగైరా కలప 100 ఘ.అ మొదలు 200 ఘ.అ లాట్లుగా వేలం వేయబడును. ఇందుకు ధరావతు లాటుకు రూ 300 లు మాత్రం. తక్కిన వివరములకు ఆత్మకూరు గవర్నమెంటు టింబరుడిపో రేంజరుగారినుండి తెలుసుకొనవచ్చును.
(సం.) ఇ. చిన్నస్వామి
జిల్లా ఫారెస్టు ఆఫీసరు, నంద్యాల.

మూత్రాశయపు మంట
స్త్రీ పురుషులకు హానికరము
35 సం. పై బడిన స్త్రీ పురుషులు మూత్రాశయపు వ్యాధులతో నిర్వీర్యులై దౌర్బల్యముకోనుందురు. వెన్నుపోటు, కీళ్ళనొప్పులు, జ్వరతోకూడిన మూత్రవిసర్జన, రాత్రి వేళ పగలు తరచుగా మూత్రము విడచుట, కాళ్ళ వాపులు, నిద్రలేమి, బలహీనత మొదలగు లక్షణములకు మూత్రాశయపు వ్యాధులే కారణముకావచ్చును. చలి, జ్వరము గూడా తరచుగా ఆపాదించవచ్చును. 50 సం. నుంచి యీ మూత్రాశయపు వ్యాధులతో వేలకొలది రోగులు సిస్టెక్స్ (CYSTEX)ను వాడుచున్నారు. నేడే సిస్టెక్స్ (CYSTEX)ను మీ కెమిస్టు వద్ద కొనండి. ఇది శీఘ్రముగా గుణమునిచ్చును. తప్పక తృప్తినివ్వగలదు. పూర్తిగా వ్యత్యత చేకూరనిచో వైద్యుని సంప్రదించవలెను.





రేడియో

బుధవారం, ఫిబ్రవరి 15
శక 1882 మాఘ 26

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని: శివస్తోత్రం, 7—00 తె. వా., 7—15 వి. ఆర్. ధనం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం.వా., 8—30 హిందూస్తానీ సంగీతశిక్షణ: రాగుమాలిక్. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమం (విజయవాడ నుండి రిలే), 1—00 మహిళా సమాజం, 1—30 కమలాదేవి ధన్రాశ్: ఖయాల్ తిలక్ కామోద్, 1—50 తె. వా., 2—00 రవిశంకర్: సితార్, 2—10 ఉ. వా., 2—20 ఉన్నత పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 3—45 ఉన్నత పాఠశాలలకు: సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 కదంబ కార్యక్రమము (ఉర్దూ), 7—00 తె. వా., 7—15 ఆధునిక మలయాళ సాహిత్య ప్రసంగము(హిందీ), 7—30 'వార్తావాహిని' 7—40 వినోద సంగీతం, 7—45 తృతీయ ప్రణాళిక ఆర్థికాభివృద్ధి: పారిశ్రామికాభివృద్ధి ప్రసంగము ఎస్. వి. శారద, 8—00 అల్లూరి సీతారామరాజు నాటిక, 8—45 కమలాదేవి ధన్రాశ్: ఖయాల్, 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—50 ఘులాం ముస్తఫా ఖాన్: సారంగి, హంసధ్వని, 10—05 కమలాదేవి ధన్రాశ్: ఖయాల్ జైజైవంతి, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 శాస్త్రీయ సంగీతం, 2—20 వి. ఆర్. ధనం, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—15 సంగీత నాటక గీతాలు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్ నుండి రిలే), 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా, 8—15 హిం వా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం (హైదరాబాద్ నుండి రిలే), 1—30 బలిజేపల్లి రామకృష్ణ, 1—50 తె. వా., 2—00 వాతావరణ సూచన, 3—30 లలిత సంగీతం: మల్లిక్, 3—45 ఉన్నత పాఠశాలలకు (హైదరాబాద్ నుండి రిలే), 4—15 వాతావరణ సూచన. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 వార్తావాహిని (హైదరాబాద్ నుండి రిలే), 7—40 లలిత సంగీతం: పట్నాల పల్నారావు, 8—00 అల్లూరి సీతారామరాజు నాటిక (హైదరాబాద్ నుండి రిలే), 8—30 ఎ. ఐ. ఆర్. వాద్య బృందం, 8—45 సన్నిహిత సంగీత సంప్రదాయాలు, 9—00 ఆం. వా., 9—15 లలిత సంగీతం: పట్నాల పల్నారావు, 9—50 బలిజేపల్లి రామకృష్ణ, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 త. వా., 7—30 అరియకుడి రామానుజ అయ్యంగార్, 8—00 మధురగీతం. మధ్యాహ్నం 12—30 మాధ్యమిక పాఠశాలలకు, 1—30 కానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 త. వా., 2—40 వాతావరణ సూచన. సాయంత్రం: 5—30 ఎస్. వెంకటస్వామిరాజు: గోటువాద్యం, 7—15 త.వా. 7—45 తిరుచ్చి వలె, 8—00 ఎస్. కె. బాలకృష్ణన్, 8—30 ఇందిరా పార్థసారధి, 9—00 టి. ఎస్. షణ్ముఖ సుందరం, 9—30 నవభారత కురవంజి సంగీత నాటకం (తమిళము) 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 వాద్యగోష్ఠి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. మధ్యాహ్నం: 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆం. వా., 1—40 గీతమంజరి, 1—50 తె. వా., 2—00 మధుర గీతం, 2—10 మద్రాస్ ఎ వలె. సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 కదంబం, 7—00 తె. వా., 7—15 బృందగానం, 7—30 సంగీతమాల, 7—45 స్వీయకవిత: ఆరుద్ర, 8—00 అల్లూరి సీతారామరాజు నాటిక (హైదరాబాద్ నుండి రిలే), 8—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—25 వాద్య సంగీతం, 9—45 పాశ్చాత్య సంగీతం, 10—30 ప్రసార సమాప్తి.

శ్రీ తురబ్ ఆలీ కాలధర్మం

హైదరాబాదు, ఫిబ్రవరి 11:— శ్రీ తురబ్ ఆలీ నిన్న ఉదయం హృద్రోగంవల్ల మరణించారు. వీరి వయస్సు 75 సంవత్సరాలు.

ఈయన గుజరాత్ గవర్నర్ శ్రీ మెహిదీనవాజ్ జంగ్ సోదరులు.

ఈయన బ్రహ్మచారి. నిజాం సంస్థానంలో కొంతకాలం పోస్టు మాస్టరు జనరల్ ఉద్యోగం చేశారు.

సిబ్బందిలేకుండాపన్నులువసూలు

ముమ్మిడివరప్పాడు, ఫిబ్రవరి 11:— నూతనంగా యేర్పడిన ముమ్మిడివరప్పాడు:— పంచాయితీ పన్నులు రు. 174 లు పంచాయితీ సిబ్బంది లేకుండా ప్రెసిడెంటు శ్రీ యిరగవరపు సూర్యనారాయణమూర్తిగారే జనవరి నెలకు పూర్తిగా వసూలు చేశారు.

పే కమిటీ రిపోర్టు ప్రకారం కరువుభత్యం

స్థానికసంస్థల కార్మికులఅభ్యర్థన

(మన విలేఖరి)

తెనాలి, ఫిబ్రవరి 12:— ఆంధ్రమ్యునిసిపల్, లోకల్‌బోర్డు జాతీయ కార్మిక యూనియన్ మహాసభలు శ్రీ వెంకటేశ్వరాటాకీస్‌లో 8వ తేదీన కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మంతెన వెంకటరాజు అధ్యక్షతన జరిగాయి. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి,బందరు, గుంటూరు, ఒంగోలు, బాపట్ల మొదలగు ప్రదేశములనుండి వచ్చిన ప్రతినిధులు హాజరయ్యారు. శ్రీ నన్నపనేని వెంకటరావుగారు జెండాప్రతిష్ఠాపనలో కార్యక్రమం ప్రారంభమయింది. శ్రీ కోటగిరి వీరయ్య స్వాగతం చెప్పారు.

ఐ.ఎన్.టి.యు.సి. ఆంధ్ర అధ్యక్షులు శ్రీ వేముల జగన్నాథరావు ప్రారంభోపన్యాసం చేస్తూ మ్యునిసిపల్ కార్మికుల సమస్యలు ఒక ప్రత్యేకరీతికి చెందినవనీ, ఇతర పరిశ్రమలలోని కార్మికులకు ఆధునికచట్టాలవల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నవనీ, మ్యునిసిపల్ కార్మికులకు దాదాపుగా ఈ ప్రయోజనాలు నిరాకరించ బడ్డాయన్నారు. ప్రభుత్వంమునిసిపల్‌కార్మికులకుకూడా క్రమశిక్షణ నియమావళిని రూపొందించవలెను. ఈ సంస్థలకు కూడా వర్తింపచేస్తే కార్మికుల సంక్షేమానికి అది దోహదం చేస్తుందన్నారు.

మ్యునిసిపల్ కార్మికుల బాగోగులు చూచేందుకు ఒక ప్రత్యేక కార్మిక సంక్షేమ శాఖ అవసరమన్నారు.

శ్రీయుతులు శిరిపల్లి సత్యనారాయణ, కలవచర్ల రామారావుగారలుకూడా ప్రసంగించారు.

సాయంకాలం శ్రీ నన్నపనేని వెంకటరావుగారి అధ్యక్షతను జరిగిన ప్రతినిధుల సమావేశంలో పేకమిటీ రిపోర్టుప్రకారం కరువుభత్యం చెల్లించాలనీ, ఫ్యాక్టరీచట్టంప్రకారం సెలవులు, పనిగంటలు నిర్ణయించాలనీ, రోజువారీకూలీపద్ధతిని రద్దుగావించి శాశ్వతఉద్యోగము లివ్వాలనీ, తెనాలి మునిసిపాలిటీలోని 5 రూ.ల కోతను విరమించాలనీ తీర్మానించారు.

ఈక్రిందివారితో నూతనకార్యవర్గం ఏర్పాటు యింది.

అధ్యక్షులు: శిరిపల్లి సత్యనారాయణ (ఏలూరు) ఉపాధ్యక్షులు: వేముల జగన్నాథరావు (హైదరాబాద్),కలవచర్ల రామారావు(రాజమండ్రి), కార్యదర్శి:కోటగిరి వీరయ్య(తెనాలి), సంయుక్తకార్యదర్శి: కె. హనుమంతప్ప(ఒంగోలు), కోశాధికారి: నత్తాల భిక్షాలు (తెనాలి), సభ్యులు:యడవల్లి వెంకటేశ్వరరావు(చీరాల), నిమ్మకాయల వెంకన్న (రాజమండ్రి), తోట అనసూయమ్మ(తెనాలి) ఆన్నాబత్తుని సూర్యనారాయణ (తెనాలి),పసుపులేటి కోటయ్య (బాపట్ల), చింతల వెంకటస్వామి (విజయవాడ),సేవావందనం(గుంటూరు),గొటిపాటి వందనం (చీరాల) నారలు.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ ఏలూరు హనుమంతరావు, తెనాలి	116—00
అంబికా కెమికల్ (సాధన్స్), ఏలూరు	15—00
శ్రీ కె. అప్పలనర్సయ్య పట్నాయక్, బెర్హంపూర్	5—00
శ్రీమతి ఆర్. వి. రంగాయమ్మ, హైదరాబాద్	6—00
శ్రీమతి వి. సూరమ్మ, చీరాల	5—00
శ్రీ అయ్యగారి రామానుజమ్మ, రాజమండ్రి	5—00
శ్రీ డి. సూర్యప్రకాశరావు, బద్వేల	5—00
శ్రీ మూలస్థానం పండరీనాథగుప్త, పరవాడ	5—00
శ్రీ కొల్లి వెంకటేశ్వరరెడ్డి, విజయపురి నార్త్	5—00

రూ. 2—00 లు విరాళ మిచ్చినవారు :— జాగుపిల్ల రాజారావ్, సోమేపల్లి నాగభూషణం, కె. గంగాధరయ్య, వి. రాధాకృష్ణమూర్తి, శ్రీ లక్ష్మీసరస్వతి రైస్‌మిల్లు.

రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు :— సి. హెచ్. నరసింహాచారి, వి. వెంకటకృష్ణయ్య, యం. సుబ్బారాయుడు, మనపల్లి పట్టాభిశెట్టి, తిరివీది ఆనందంశెట్టి, తిరివీది పంచాక్షరశెట్టి, కొమరపల్లి రామచంద్రశెట్టి, పి. చంగవల్లి తాయారమ్మ, కృష్ణం రామచంద్రశెట్టి, మిస్టర్ అండ్ మిస్సెస్ సుంచ శేశ్వరరావు, గావంశెట్టి గురుమూర్తి, యం. అప్పయ్య, డి. అశ్వర్థనారాయణరెడ్డి, బి. వి. రామబ్రహ్మశాస్త్రి, కొడుగంటి కృష్ణమూర్తి, యం. విజయకృష్ణన్.

తిరివీది వెంకటపతిశెట్టి 0—25, తిరివీది వరదరాజులుశెట్టి 0—50, తిరివీది నారాయణశెట్టి 0—50, యన్నమూరు నరశింహులుశెట్టి 0—50, అమృతలూరు మునినర్సింహులుశెట్టి భార్య 0—50, కుంచం వెంకటమునిశెట్టి 0—50, యం. యల్. వి. సుబ్రహ్మణ్యం 0—25, మనపల్లి మునికృష్ణయ్య 0—25, కుంచం పాండురంగయ్యశెట్టి 0—50, కొమరపల్లి మునికృష్ణయ్యశెట్టి 0—25, కుంచం రంగయ్యశెట్టి 0—25, తిరివీది గోవిందరాజులుశెట్టి 0—25, మనపల్లి సంపతిశెట్టి 0—25.

నిన్నటివరకు వసూలయినది

మొత్తం	1,39,761—72
వెరశి	1,39,958—47

బంజర్లు, పోరంబోకలు, చెరువుగర్భాలపైహక్కు

పూర్తిగా పంచాయతీల పరం కావాలని ఆంధ్ర ప్రజాపార్టీ వార్షిక సభ అభ్యర్థన

(మన విలేఖరి) కాకినాడ, ఫిబ్రవరి 11:— ఆయా పంచాయతీలలోఉండే బంజరుభూములు, పోరంబోకలు, చెరువు గర్భాలువంటివాటిపై పూర్తి అధికారాలు పంచాయతీలకు ఇస్తూ శాసనాన్ని సవరించాలని ఆంధ్రప్రజాపార్టీ వార్షిక సమావేశం ఒక తీర్మానంలో ప్రభుత్వాన్ని కోరింది.

ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలించి, అవసర సూచనలను ప్రభుత్వానికి చేయడానికిగాను ఈ క్రిందివారితో ఒక సంఘాన్ని వేశారు: శ్రీయుతులు నండూరి సీతాపతి, ఎస్. కృష్ణారావు, తురగా పురుషోత్తం, మద్దూరి కామేశ్వరరావు, వై. వెంకన్నదొర, అయ్యగారి సుబ్బారావుగారలు. ఈ సంఘం కన్వీనర్‌గా శ్రీ అయ్యగారి సుబ్బారావు వ్యవహరించవలసి ఉంటుంది. ఒక నెలలో తమ నివేదికను అందజేయాలని కూడా సమావేశం వారు ఆదేశించారు.

దేశపరిపాలనను వరుసగా కాంగ్రెసుపార్టీయే చేయడంవల్ల సమాజజీవితంలో కలుగుతున్న అనర్థాలను పేర్కొంటూ, ఈ పరిస్థితిని ఇలానే కొనసాగనీయడం భావ్యంకాదని ప్రజలకు వివరిస్తూ, పరిపాలనలో మార్పుకు పిలుగా ప్రజాపార్టీని రాబోయే ఎన్నికలలో బలపర్చాలని ప్రజలకు ఒక తీర్మానంలో విజ్ఞప్తి చేశారు.

కృష్ణా—గోదావరి నదీజలాల వివాదం విషయంలో పార్టీ చైర్మన్, కార్యవర్గం విధానాన్ని బలపరుస్తూ, ఈ సందర్భంగా పూర్వం జరిగిన "నదీజలాల ఒప్పందాన్ని" నిర్ణీత కాలపరిమితిలోగా మార్చడానికి ప్రభుత్వంగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానీ అంగీకరించరాదని మరొక తీర్మానంలో విజ్ఞప్తి చేశారు.

కాశ్మీర్, హిమాలయ ప్రాంతాలలోని ఆక్రమిత భూభాగాలను తిరిగి స్వాధీనపర్చుకోడానికి ఎట్టి చర్య తీసుకోనందుకు భారత ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ, ఈ విషయంలో ప్రధాన మంత్రి శ్రద్ధవహించాలని కోరారు. గోవా, ఇతర విదేశ స్థావరాల విలీనీకరణకు కూడా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

పంచాయతీ సమితుల, జిల్లాపరిషత్తుల ఉపసంఘఎన్నికలు "ప్రపోర్షనల్ రిప్రెజెంటేషన్" సిద్ధాంతం, "సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్" పద్ధతిని జరగాలనీ, ప్రకాశంగారి హయాంలో స్థాపించి నటువంటి ఉత్పత్తిదార్ల వినియోగదార్ల సహకార సంఘాలను ప్రభుత్వం తెరవాలన్నారు.

ఈ క్రిందికార్యవర్గం ఏర్పాటైనది: చైర్మన్ శ్రీ తెన్నేటి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు శ్రీ పైడా వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీ ఏ. బి. నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు శ్రీ ప్రకాశచంద్రశతపథి, శ్రీ కోట వెంకటరంగం, శ్రీ భవానీప్రసాద్, ఆఫీసుకార్యదర్శి శ్రీ పెద్దాడ అప్పారావు మరి యిరవయి మూడు మంది సభ్యులు.

సాంబమూర్తి పార్కులో ఒక బహిరంగ సభ జరిగింది.

చిలకలూరిపేట కాలువ పనికి ప్రారంభోత్సవం

నర్సరావుపేట, ఫిబ్రవరి 7:— నాగార్జునసాగర్ ప్రాజెక్టు బ్లాక్ నెంబరు పదికి చెందిన రెండవ డివిజనులో చిలకలూరిపేట మేజర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ త్రవ్వకానికి నర్సరావుపేటకు అయిదుమైళ్లలోని దేవరంపాడు గ్రామం వద్దనుండి పోవు నెంబర్ కాలువ ప్రదేశంలో నర్సరావుపేట బేబరు కంట్రాక్టు సొసైటీవారు మొన్న ప్రారంభోత్సవం చేశారు.

ప్రాజెక్టు మొత్తంలో ప్రథమంగా త్రవ్వబడుచున్న యీ పంటకాలువ 26 మైళ్ల పొడవు 33 అడుగుల వెడల్పు 5 అడుగులలోతు గలిగి 373 క్యూసెక్కుల నీరు ప్రవహించగలదు. ఈ కాలువ క్రింద 33,771 యకరాల ఆయకట్టు వుండగలదు.

సోమేపల్లి సుబ్బయ్య అను 70 సంవత్సరాల వృద్ధ కర్షకునిచే పనికి ప్రారంభోత్సవం చేయబడింది. ప్రాజెక్టు యింజనీర్లు శ్రీయుతులు కె.వి. నరసింహారావు, డి. వెంకటరత్నం, వి. నరసింగరావుగారలు యితర ప్రాజెక్టు వుద్యోగులు రైతులు, కార్మికులు హాజరైనారు.

నర్సరావుపేటకు ప్రక్కనా చిలకలూరిపేట వైపుకుపోవు యీ కాలువనుండి చిరకాలంగా నీటికరువుతో బాధపడుచున్న నర్సరావుపేటకు మంచినీటిని సరఫరా చేయుటకు పథకాలుతయారుగా వున్నవి. ఈలోపకాశం కొంకే సతతంసిటి యుద్ధపడి లోనగుచున్నను పురపాలక సంఘమువారు లోగడ అనుకున్న అత్యధిక వ్యయ భారంతో గూడిన యితర ప్రణాళికలను అమలు చేయుటకు ప్రయత్నం చేయుకుండా ఆపారు.

"కాటన్" విశ్రాంతి గృహం

మంత్రి శ్రీ అల్లూరిచే శంకుస్థాపన

రాజమండ్రి, ఫిబ్రవరి 12:— పబ్లిక్‌వర్క్సుమంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు 9వ తేదీన ధవళేశ్వరంలో 'కాటన్' విశ్రాంతి గృహానికి శంకుస్థాపన చేశారు. దీనికి ఒక లక్షరూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది.

ఈ సందర్భంగా జరిగిన సభకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ బి. ప్రతాపరెడ్డి అధ్యక్షత వహిస్తూ మహా మహాత్ముడయిన సర్ ఆర్థర్ కాటన్ దొరకు ఈ విశ్రాంతిగృహం ఆంధ్రుల శ్రద్ధాంజలిగా ఉండగలదని చెప్పారు.

శ్రీయుతులు ఆర్. రామలింగరాజా, మూర్తిరాజా, ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, క్వొవ్విడి లింగరాజుగార్లు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖ ఇంజనీరూ సభకు హాజరైనారు.

నూరు సంవత్సరాల క్రితం ధవళేశ్వరం దగ్గర ఆనకట్టకట్టి తూర్పు, పశ్చిమ గోదావరి ప్రజలకు ఎనలేని సేవచేసిన సర్. ఆర్థర్‌కాటన్ సర్వతోముఖ ప్రజ్ఞకు అంజలిఘటిస్తూ శ్రీ అల్లూరి సత్యనారాయణరాజా, ఈ ఆనకట్ట తలుపుల జీవితం నూరు సంవత్సరాలు ఉంటుందని నాడు శ్రీ కాటన్ అంచనా వేశారని ఆరేళ్ల క్రితమే వారు వేసిన నూరేళ్ల అంచనా పూర్తయిందనీ అయినా ఎప్పటికప్పుడు ఇంజనీరింగుశాఖ మరమ్మత్తులు పకడ్ బందీగా చేస్తూన్న కారణంగా ఇంకా వాటి జీవితమూ, పనీ మధ్యంతంగా ఉందనీ చెప్పారు.

పి. డబ్లు. డి. సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ కె. వి. శ్రీనివాసరావు స్వాగతం చెప్పారు.

మంత్రి శ్రీ సత్యనారాయణరాజా తమ ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ నదీజలాల విషయంలో అన్ని ఆంధ్రేతర రాష్ట్రాలు ఏకమై ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమీ అన్యాయం చెయ్యదనే తామాశిస్తున్నామనీ రామపాద సాగర్ నిర్మాణ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ వదులుకున్నదనే మాట శుద్ధ అబద్ధమనీ, ఆర్థిక స్తోమతు చూసుకుని ఎప్పటికయినా అపథకాన్ని ఆంధ్రప్రదేశ్ చేపట్టే తీరుతుందనీ అన్నారు.

భారత జాతీయ అవసరాలను తీర్చే రామపాదసాగర్ ప్రాజెక్టును జాతీయ పథకం అని చెప్పాలి కాని కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉపయోగపడే పథకంగా మాట్లాడ కూడదనీ, ఆ పథకానికి అయేఖర్చులో ఎక్కువభాగం ఎప్పటికయినా కేంద్రమే పెట్టుకోవలసి ఉంటుందని కూడా శ్రీ అల్లూరి అన్నారు.

శ్రీ అల్లూరి ఇంకా ఇలా అన్నారు: "లక్షల రూపాయల ఖర్చుతో నలుగురైదుగురు అతిథులకు మాత్రమే ఉపయోగపడే ఈ విశ్రాంతి గృహం అందరి అవసరాలనూ తీర్చకపోయినా 2 కోట్ల 75 లక్షలు ఖర్చయ్యే తలుపులు 6 అడుగులు ఎత్తుచెయ్యటమనే మహోన్నత పథకానికి ఈ విశ్రాంతి గృహ నిర్మాణం నాందీప్రస్తావనగా తప్పక అయితీరుతుంది. ఈ నెల 17 వ తేదీని కేంద్ర జలవిద్యుత్ పరిశోధనాలయంనుంచి ఇక్కడికి అవసరమైన యంత్రాలొచ్చి ఆనకట్ట ప్రస్తుతస్థితిని పరిశీలించి ప్రవీణులకు నివేదిస్తే, తర్వాత ప్రవీణుల నివేదికను చూచుకుని పనికి ఉపక్రమించటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికిఅవసరమైన ధనాన్ని ఋణాల ద్వారా చేకూర్చుకోవాలి గనుక ప్రజలంతా ప్రభుత్వం అడిగిన తక్షణం అప్పు ఇయ్యటానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం."

గోదావరి హెడ్‌వర్క్సు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ఎం. ఎల్. స్వామి వందన సమర్పణ గావించారు.

ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు

వాల్తేరు, ఫిబ్రవరి 12:— 1961 ఫిబ్రవరిలో ఆంధ్ర యూనివర్సిటీ క్రింద డిప్లొమా పరీక్షలో జరిపిన పరీక్షలలో ఈ క్రిందరిజిష్టరు నెంబర్ల విద్యార్థులు ఉత్తీర్ణులైనారు.

క్లాసు: 789, 791, 792, 793, 794. అరిన్‌గోలజీ, ఆటోలజీ పార్టు 2. పివరూ లేరు.

796 నెంబరు ఫలితం తర్వాత ప్రకటిస్తారు.

పడలి పంచాయతీ శ్రీ సభ్యురాలి కో-ఆప్షన్ రద్దు

(మన విలేఖరి)

తణుకు, ఫిబ్రవరి 10:— తణుకు తాలూకా పడలి పంచాయితీబోర్డు శ్రీ సభ్యురాలుగా 15—10—59న శ్రీమతి ఉప్పులపాటి సరస్వతిగారిని కోఆప్టు చాటడినట్లు ఎన్నికల ఆఫీసరు ప్రకటించారు. ఆ ప్రకటన సరికాదని అద్దేపల్లి బంగారురాజుగారు పెట్టిన దరఖాస్తును ఎన్నికల కమీషనరు రాజశేఖరరెడ్డిగారు విచారణ గావించారు. వాదుల తరఫున శ్రీ వారణాశి విశ్వేశ్వరరావు, ప్రతివాదుల తరఫున శ్రీ యర్రాప్రగడ రాజగోపాలరావుగార్లు వాదించారు. పై కోఆప్షనును రద్దుచేస్తూ ఇటీవల ఆర్డరు ప్యాసుచేశారు.

• • •

తణుకులోని అక్కమాంబా టెక్స్‌టైల్సు లిమిటెడ్‌లో పనివారలందరు మనదేశము కోసము, స్వాతంత్ర్యము కోసము అసువులర్పించి త్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకార్థం గతనెల 30న రెండు నిముషములు ఫ్యాక్టరీని మూసివేసి మౌనం వహించారు.

సంగీతవిద్వాంసుడు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్యపిళ్లె

తిరుపతి, ఫిబ్రవరి 12 :— తిరుపతిలో గత జూలై నుండి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న సంగీత కళాశాలకు సంగీతాచార్యులుగా సుప్రసిద్ధ విద్వాంసులు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్యపిళ్లెను నియమించారు. వీరు ఏ తో చేరారు.

పల్లపట్ల సమితి అధ్యక్షునిపై విశ్వాసరాహిత్యప్రతిపాదన

ఉపసంహరించాలని శ్రీ అనగాని భగవంతరావు సూచన

పొన్నూరు, ఫిబ్రవరి 12 :— పల్లపట్ల పంచాయతి సమితి అధ్యక్షునిపై దాఖలైన విశ్వాస రాహిత్య తీర్మానం సందర్భంగా శ్రీ అనగాని భగవంతరావు ఒక ప్రకటన చేస్తూ, క్రమశిక్షణ కాపాడి, కాంగ్రెసు ప్రతిష్ఠకు దెబ్బ తగలకుండా, ప్రదేశ్ కాంగ్రెసు ఆదేశానుసారం సమితి అధ్యక్షునిపై ప్రతిపాదించబడిన విశ్వాస రాహిత్య తీర్మానాన్ని ఉపసంహరించి పార్టీ సమైక్యతకు దోహదం చేయాలని కాంగ్రెసు వారికి విజ్ఞప్తి చేశారు.

అనంతపురం జిల్లాలో మరి వెయ్యి బావులు

అనంతపురం, ఫిబ్రవరి 13 :— అనంతపురం జిల్లాలో మరి వెయ్యిబావుల నిర్మాణానికి ప్రభుత్వం ఋణమంజూరు చేసిందనీ, ఇంతవరకు నాటికి 1196 బావులకు ధనం మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ శ్రీరామమూర్తిగారు చెప్పారు. వీరు ఓటువేసినందుకు ప్రభుత్వం గాలుగులక్షల రూపాయలు ఇచ్చింది.

పీరవల్లి పిర్కాలో శ్రీ సుందరయ్య పర్యటన

పెనుకొండ, ఫిబ్రవరి 12:— గుంటూరు తాలూకా పీరవల్లి ఫిర్కాలోని దాదాపు 25 గ్రామాలలో శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ఇటీవల పర్యటించి ప్రజావసరములను గుర్తించి తెలుసుకున్నారు.

ప్రత్యేకంగా స్త్రీలకు నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు

తృతీయ ప్రణాళికా కాలంలో స్థాపించ దలిచామనిమంత్రిశ్రీపట్టాభిరామారావువివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) ఏలూరు, ఫిబ్రవరి 11:— తృతీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రత్యేకంగా స్త్రీలకోసం నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలను రాష్ట్రంలో స్థాపించడానికి ఆంధ్రరాష్ట్రప్రభుత్వం నిశ్చయించుకొన్నదంటూ మొన్నసాయంకాలం స్థానిక సెయింట్ థెరిసా స్త్రీల కళాశాల పాలకవర్గంవారు ప్రభుత్వ గ్రాంటుతో నిర్మిస్తున్న మూడంతస్థులభవనం మొదటిఅంతస్తుకు ప్రారంభోత్సవంచేస్తూ విద్యాశాఖామంత్రి శ్రీ యస్. బి. పి. పట్టాభి రామారావు వెల్లడించారు.

ప్రారంభోత్సవానికి చాలామంది పుర ప్రముఖులు, స్త్రీలు, ఉద్యోగులు విచ్చేశారు. ఆ వచ్చినవారిలో జిల్లాజడ్జి శ్రీ యం.రామామూర్తి, జాయింటు కలెక్టరు శ్రీ ఈ. జగన్నాథాచారి, చైర్మన్ శ్రీ యన్. సూర్యనారాయణ, జిల్లా కలెక్టరు పరసనల్ అసిస్టెంటు శ్రీ డబ్ల్యు జె. నికోడమస్, పోలీసు సూపరింటెండెంట్ శ్రీ సెల్‌డానా, సర్ సి. ఆర్. ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ డి. యస్. సుబ్రహ్మణ్యం, బౌద్ధ వాఙ్మయబ్రహ్మ శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య యం. ఏ., కుమారి మోతే వేద కుమారి యం. ఏ. శ్రీమతులు బి. హేమలతాదేవి, వీరమాచనేని విమలాదేవి, మూల్పూరి చుక్కమ్మ, శ్రీమతి వై. యం. సర్దార్‌ఖాన్, శ్రీమతి యం. రామమూర్తిగార్లు ఉన్నారు.

విద్యామంత్రి శ్రీ పట్టాభి రామారావు కళాశాలకు రాగానే పాలకవర్గం తరఫున డాక్టరు యం. రంగయ్య, ప్రిన్సిపాల్ శ్రీమతి డి. సౌజా గార్లు స్వాగతమిచ్చారు. గరల్ గైడ్సు సైనిక వందనం సమర్పించారు. తరువాత మంత్రిగారి గౌరవార్థం అల్పాహారవిందు ఇవ్వబడింది.

ప్రార్థనతో సభ ప్రారంభింపబడినది. చింతలపాటి సత్యవతీ దేవి సెంట్ థెరిసా కళాశాల పాలకవర్గం అధ్యాపక, విద్యార్థినుల తరఫున కరెస్పాండెంటు సిస్టర్ యం. యుఫ్రసీనగారు స్వాగతపత్రాన్ని మంత్రిగారికి సమర్పించారు.

కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎల్. డిసౌజా గారు కళాశాలనివేదికను సమర్పించారు.

తదుపరి పరీక్షలలోను, ఆటపాటల పోటీలలోను, వ్యక్తృత్వ పోటీలలోను ప్రథమ ద్వితీయ తరగతులలో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు మంత్రిగారు బహుమతులను పంచిపెట్టారు.

తరువాత కాలేజీ అధ్యాపకబృందం, విద్యార్థినులు కలసి, నృత్య, గాన ప్రదర్శనములు, శకుంతల నాటకం నుంచి కొన్ని దృశ్యాలు, లాంగ్‌ఫెలో విరచిత 'ఎవ్వాంజిలియన్' అన్న రూపకాన్ని ప్రదర్శించారు.

విద్యామంత్రి ప్రసంగం

విద్యామంత్రి శ్రీ పట్టాభి రామారావు కళాశాల మూడంతస్థుల నూతన సుందర భవనంలో మొదటి అంతస్థుకు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ప్రత్యేకంగా యీ సందర్భమును పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన సైన్సు వస్తువుల సాంఘిక కృషివలన తయారు చేయబడిన దుస్తుల ప్రదర్శనాలను తిలకించారు.

సభకు విచ్చేసిన పార్లమెంటు సభ్యులు బౌద్ధవాఙ్మయ బ్రహ్మ శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య ఉపన్యసిస్తూ థెరిసా కళాశాల విద్యార్థినుల విద్య వినయ సౌశీల్య పరస సంపత్తుల, తన్ను ముగ్ధులను గావించిందని, ముఖ్యంగా శకుంతల నాటకం మైమరపింప జేసిందని, ఈ నాటకం విజయవంతకావడానికి శ్రీయుతులు సామవేదం జానకిరామశర్మ, కొండముది శ్రీరామచంద్రమూర్తులే కారణమని వారు కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నందుకు కళాశాలవారే గర్వపడాలని, శ్రీ కొండముది శ్రీరామచంద్రమూర్తిగారి నాటకకారణం సులభంగా మధురంగా, సర్వజనగ్రాహ్యంగా ఉన్నాయని శ్రీ సామవేదం వారి పద్యాలు సరసంగా ఉన్నాయని అన్నారు.

శ్రీ సామవేదం జానకిరామశర్మగారు కళాశాల హాస్టల్ భవనానికి వెయ్యిన్నూట పదహార్లు రూప్యములను ఇచ్చిన దాతలు శ్రీమతి మల్పూరి సుధారాణి, శ్రీయుతులు ఈదర వెంకటామయ్య, కె. శివరామకృష్ణయ్యగార్లను అభినందించారు. మంత్రిగారిచేత పూలమాలలను వేయించి సత్కరింపజేశారు. డాక్టర్ యం. రంగయ్యగారు వెయ్యిన్నూట పదహార్లు విరాళము లిచ్చిన వారిలో తమ మిత్రులు శ్రీ సామవేదం జానకి రామశర్మగారుకూడా ఉన్నారని మంత్రిగారికి తెలియజేసి శ్రీ శర్మగారినికూడ మంత్రిగారిచేత పూలమాలనువేయించిసత్కరింపజేశారు.

సభకు అధ్యక్షత వహించిన విద్యాశాఖామంత్రి డాక్టరు పట్టాభిరామారావుగారు ఇలా ఉపన్యసించారు: "మీ కళాశాలలో 234 గురు విద్యార్థినులు చదువుకున్నారని తెలుసుకొని ఆనందించుచున్నాను. 4 కోట్ల జనాభాగల ఆంధ్రలో 6 స్త్రీ కళాశాల లున్నాయి. మన ఆంధ్రరాష్ట్రం ఏర్పడినాక కూడా స్త్రీ కళాశాలలను స్థాపింపగలిగాము. ప్రతి ఇల్లూ విద్యావతి అయినస్త్రీలతో కళకళలాడుతూ ఉండాలని నా ఆశయం. ఆంధ్ర ప్రభుత్వానికి కూడా ఇదే ఆశయం ఉంది. ఈ ఆశయసిద్ధికై ప్రభుత్వం గత రెండు పంచవర్ష ప్రణాళికలలోవలెనే రాబోవు మూడవ పంచవర్షప్రణాళికలో కూడా స్త్రీల కళాశాలం అభివృద్ధికి తగినంత సహాయం చేయడానికి సంకల్పించుకొందని మీకు మనవి చేయుచున్నాను. అయితే యీ సందర్భంలో ఒకమాట చెప్పవలసియుంది. మనలోచాలామంది ఆడపిల్లల కళ్యాణంకోసం మగపిల్లలుకట్నాలకోసంకళాశాలలో చేరుతుంటారు. అల్లాగుమాత్రం చేయకండి."

"స్త్రీల కళాశాలలు పోటీ పడవలసింది స్త్రీల కళాశాలతోనేకాని మొగపిల్లల కళాశాలలతోకాదు. అంచేత గుంటూరులో ఉన్న ప్రభుత్వ స్త్రీల కళాశాల, తిరుపతిలో ఉన్న పద్మావతి కళాశాల, ఏలూరులో ఈ సెంట్ థెరిసా కళాశాల ఒకదాన్ని మించి ఒకటి అభివృద్ధి చెందటానికి ప్రయత్నించాలని కోరుచున్నాను."

"ఈ కళాశాల విద్యార్థినుల విద్య, వినయ సౌశీల్యాదులను నేను అభినందించుచున్నాను. దీనికి కారకులైన అధ్యాపక వర్గాన్ని ప్రత్యేకంగా అభినందించుచున్నాను. ముఖ్యంగా కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి డిసౌజా ప్రిన్సిపాల్ పదవికి గర్వకారణం. ఆమె హయాంమున అభివృద్ధికి వచ్చిన ఈ కళాశాల భవనాలు ఆమె వ్యక్తిత్వానికి, నిశిత మైన కార్యదీక్షకు నిదర్శనాలు".

పాలకవర్గంతరఫున డాక్టరు యం. రంగయ్యగారు వందన సమర్పణ గావించారు.



అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయాన్ని ఇటీవల దేవాదాయ కమిషన్ చైర్మన్ శ్రీ సి. పి. రామస్వామి అయ్యర్ ప్రభృతులు సందర్శించినప్పటి చిత్రం



క్రీడాలోకం

జిల్లా బాలికోన్నత పాఠశాలల ఆటల పోటీలు

టెక్కలి ఉన్నతోన్నత పాఠశాలకు ఆల్‌రౌండ్ ఛాంపియన్‌షిప్పు

టెక్కలి, ఫిబ్రవరి 8:— స్థానిక అధికోన్నత పాఠశాలలో శ్రీకాకుళం జిల్లా సెకండరీ మాధ్యమిక పాఠశాలల బాలికల వ్యాయామక్రీడల ద్వితీయపోటీలు జరుపబడెను.

ఫలితాల వివరాలు

వ్యక్తిగత ఆటలు సీనియర్సు బంతి విసరుట టి. సత్యవతి, బి సరస్వతి, హె. అలివేణి.

50 గజముల డాష్: జి. కస్తూరి, టి. సత్యవతి, హె. అలివేణి.

50 గజముల స్కిప్పింగ్: జి. కస్తూరి, పి. భాస్కరమ్మ, బి. ఆండాలమ్మ.

ఛాంపియన్ ఘనత: జి. కస్తూరి (శ్రీకాకుళం)

ఇంటర్మీడియట్స్

బంతి విసరుట: యస్. రమణమ్మ (టెక్కలి మాధ్యమిక పాఠశాల), బి. రాజేశ్వరమ్మ, ఆర్. ప్రభావతి.

50 గజముల డాష్: యస్. లీలావతి (శ్రీకాకుళం), డి. విజయలక్ష్మి (దూసిపేట), బి. బిసాయి.

50 గజముల స్కిప్పింగు: యస్. లీలావతి, యం. లక్ష్మి, యస్. హేమలతా (ఇచ్ఛాపురం).

ఛాంపియన్: యస్. లీలావతి.

బాడ్మింటను డబుల్సు: టెక్కలి ఉన్నతోన్నత పాఠశాల, రన్నర్సు శ్రీకాకుళం ప్రభుత్వ హైస్కూలు.

గేమ్సు - సీనియర్ పోటీఫలితాలు

బాడ్మింటన్ ఐదుగురు: (శ్రీకాకుళం) విన్నర్సు, రన్నర్సు టెక్కలి.

త్రోబాలు: టెక్కలి (విన్నర్సు), రన్నర్సు శ్రీకాకుళం.

టెన్నికోయిట్: విన్నర్సు టెక్కలి, రన్నర్సు శ్రీకాకుళం.

షటిల్ రిలే: విన్నర్సు శ్రీకాకుళం, రన్నర్సు టెక్కలి.

ఆల్‌రౌండ్ ఛాంపియన్‌షిప్పు ఆటలలో టెక్కలి ఉన్నతోన్నత పాఠశాల.

ఈ సందర్భమున జరిగిన బహిరంగ సభకు రాష్ట్రప్రభుత్వ వ్యాయామశాఖ ప్రధాని శ్రీ సత్యనారాయణ రాజు అధ్యక్షత వహించారు.

శ్రీమతి బెండి లక్ష్మీనారాయణమ్మ (జిల్లాపరిషత్తు సభ్యురాలు) బహుమతి ప్రదానముజరిపిరి.

కృష్ణన్ విజయపరంపర

త్రివేండ్రం, ఫిబ్రవరి 13:— సౌత్ వెస్ట్ ఇండియా టెన్నిస్‌ఛాంపియన్‌షిప్ సింగిల్స్ ఫైనల్స్‌లో శ్రీ ఆర్. కృష్ణన్ చిన్న బ్రెజిలియన్ ఆటగాడైన ఫెర్నాండెజ్‌ను వరుసగా3 సెట్లలో (6—4, 6—4, 6—2) ఓడించి ఛాంపియన్‌షిప్ గెల్చుకొన్నాడు.

అఖిలభారత చదరంగపు ఫెడరేషన్

అధ్యక్షునిగా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి ఎన్నిక

మద్రాసు, ఫిబ్రవరి 13:— అఖిలభారత చదరంగపు ఫెడరేషన్‌కు శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ యస్. కె. నరసింహన్, శ్రీ కె. యస్. కల్యాణసుందరములు అధ్యక్ష, గౌరవ కార్యదర్శి, గౌరవ కోశాధికారులుగా ఎన్నికయినారు.

విజయవాడ ప్రభుత్వ కళాశాల పాత విద్యార్థిసంఘం

విజయవాడ, ఫిబ్రవరి 13 :— స్థానిక ప్రభుత్వ కళాశాల పాతవిద్యార్థి సంఘానికి నూతన సంవత్సరం అధ్యక్షులుగా శ్రీ ఎ. లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా శ్రీ వి. జె. సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శిగా శ్రీ కె. పాండురంగారావు, సభ్యులుగా శ్రీయుతులు మల్లాది కృష్ణయ్య, దోర్భల ప్రత్యుంజయశాస్త్రి, కుమారి ఎమ్. భారతి, సూర్యనారాయణ, ఎన్. లక్ష్మణరావులు ఎన్నికైనారు.

ప్రిన్సిపాల్ శ్రీ ఎస్. రామారావు అధ్యక్షత వహించారు. విందు జరిగింది.

వంశధార ప్రాజెక్టుకు నేరెడివద్ద బ్యారేజీ

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యచే శంకుస్థాపన

(మన విలేఖరి) శ్రీకాకుళం, ఫిబ్రవరి 12:— ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య నిన్న శ్రీకాకుళానికి యాభైమైళ్ళ దూరంలోనున్న నేరెడి గ్రామంవద్ద వంశధార ప్రాజెక్టుకు శంకుస్థాపన గావించారు.

వేలాదిప్రజల హర్షధ్వానాలమధ్య నూరు సంవత్సరాలుగా ప్రజలు కలలుగంటున్న వంశధార ప్రాజెక్టుకు నాందిగా నేరెడిదగ్గర ఆనకట్ట నిర్మాణము ప్రారంభింపనున్నారు.

నాగార్జునసాగర్—కృష్ణాబారేజికి శంకుస్థాపనోత్సవాలలో పౌరోహిత్యంవహించిన శ్రీ నిమ్మగెడ్డ వెంకటసుబ్బారావుగారు వేదసహితంగా, పూజలు చేయించి ముఖ్యమంత్రిని, ఈసభకు అధ్యక్షతవహించిన పబ్లిక్‌వర్కుసుమంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగార్లను ఆశీర్వదించారు.

ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అడ్వయిజరు—కన్సల్టింగ్ యింజనీరు శ్రీ ఎల్. వెంకటకృష్ణయ్యర్, వంశధారా ప్రాజెక్టు, నేరెడి బ్యారేజి స్కీము చరిత్ర వచ్చిన వేలాది ప్రేక్షకులకు చదివి వినిపించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనాడు ఇచ్చట జరిగిన ఈ శంకుస్థాపన మహత్తర కార్యక్రమం శ్రీకాకుళంజిల్లా చరిత్రలో సువర్ణాక్షరాల ఘట్టమనీ, నూరుసంవత్సరాలుగా కలలుగంటున్న శ్రీకాకుళంజిల్లా ప్రజల అదృష్టం ఈనాటికి పండిందనీ, అది తమహయాంలో జరగడం, తమ జీవితంలో ఒక మహత్తర అవకాశమనీ, ఇటువంటి ప్రాజెక్టులుతెచ్చి, యిచ్చి, సాధించడానికి అపర భగీరథుడువలె మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారున్నారనీ, వారి కృషిఫలితంగా ఈనాటికి యిది ఫలించిందనీ చెప్పారు.

ముఖ్యంగా శ్రీ ఎల్. వెంకటకృష్ణయ్యర్ ఈ ప్రాజెక్టు గురించి చేసినసేవ ఎంతో కొనియాడదగినది. ఒకనాడు దేశభక్తి అంటే, జైలుకు వెళ్ళడం, దేశంకోసం త్యాగం చేయడం. ఈనాడు దేశభక్తి అంటే నిరంతర కృషిచేసి, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం, పేదరికాన్ని పారద్రోలి ఆర్థికసంపద పెంపొందింపచేయడం, రైతుకు భాగ్యోదయాన్ని కలిగించడం. మనమంతా ప్రజాసేవకులని పాటించి నడచినట్టయితే దేశం ముందుకుపోతుందన్నారు.

నేరెడి బ్యారెజి గురించి మాట్లాడుతూ ఈ ఆనకట్ట కట్టడానికి రెండు సంవత్సరాలు పడుతుందన్నారు. ప్రజలంతా సహకరించి ఈలోపుగానే పూర్తి చెయ్యాలని చెప్పారు. ఈనాడు శంకుస్థాపన జరిగిన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాఘాటంగా, పూర్తియై సత్ఫలితాలు ప్రజలకు అందగలవని ఆశిస్తున్నామన్నారు.

శాసన సభ్యులు శ్రీయుతులు రొక్కం లక్ష్మీనరసింహం, పైడినరసింహప్పరావు, పి. ఎస్. నారాయణ, టి. పాపారావు, కె. పున్నయ్య, పి. పున్నయ్య, పి. పరశురామనాయుడు, టి. రాఘవదాసు, జిల్లాపరిషత్ చైర్మన్ బెండి కూర్మన్నగారలు ఆశీస్సులు అందించారు.

శ్రీ బి. రాజగోపాలరావు సహకార పద్ధతిన ప్రజలందరు ఇటువంటి కార్యక్రమాలకు తోడ్పడి విజయవంతం చేయాలని చెప్పారు.

జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ ఎల్. ఎల్. దాసు నేరెడిదగ్గర బ్యారేజి కట్టుతున్నందుకు కృతజ్ఞత తెలుపుతూ గొట్టదగ్గర రిజర్వాయర్ కడితే మంచి మాగాణిభూమి ముంపుడుఅయిపోతుందని, కాబట్టి అక్కడకూడా బ్యారేజి కట్టాలని చెప్పారు.

శ్రీ తిమ్మరాజ వెంకటశివరావు ఈ సందర్భంలో ప్రత్యేకంగా వ్రాసిన వంశధార తరంగాలు అనే వ్యాసాన్ని చదివారు. పాత పట్టణం తాలూకా కాంగ్రెసు తరపున శ్రీ వలురౌతు జగన్నాథం సన్మానపత్రం సమర్పించారు.

అధ్యక్షపీఠంనుండి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు యిలా అన్నారు. "సంతోషకరమైన దినం. జిల్లాకి ఈవేళ మహోదయం. నూరు సంవత్సరాలైన తర్వాత జిల్లాకి ఈనాడు అదృష్టం కలిగింది. వంశధార ప్రాజెక్టు స్వరూపం, నేరెడి దగ్గర బ్యారేజితోనేసరి అని అనుకోకండి. గొట్టదగ్గర కూడా త్వరలోనే రిజర్వాయకు శంకుస్థాపన జరుగుతుంది. మొత్తం ప్రాజెక్టు 12 కోట్ల రూపాయలు. అందులో నాలుగుకోట్లు భూములు పోయినవాళ్లకు భూములు, యిళ్ళుపోయిన వాళ్లకు యిళ్ళు, యింకా తదితర నష్టపరిహారం క్రింద ఖర్చుపెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో నాల్గవ నదిగా పేరొందిన వంశధారకు ప్రాజెక్టు నాల్గేళ్ళక్రితమే ఫలించవలసింది, ఇక ఆగదు. ప్రజలకు మంచి శ్రేయస్సుకలిగే ఏపనియైనా చేయడమేగాని, ధనానికి ఆలోచించం. వంశధార ప్రాజెక్టుకు ఎక్కడ బ్యారేజి, ఎక్కడ రిజర్వాయర్ కట్టడంఅనే తర్జన భర్జనలు జరిగాయి. కేంద్ర జలవిద్యుచ్ఛక్తి కమిటీ ఆమోదించింది. ప్లానింగు కమిషన్‌వారే ఆమోదించాలి. మా చీఫ్ యింజనీరు శ్రీ వెంకటకృష్ణయ్యర్‌గారు తక్కువ ముంపుడు జరిపించడంకోసమే గొట్టస్థలం రిజర్వాయరును సెలక్టుచేశారు. ఈనాడు నేరెడి దగ్గర బ్యారేజికి శంకుస్థాపన చెయ్యవద్దని కొన్ని టెలిగ్రాములు వచ్చాయి. కాని కార్యక్రమం ఆగదు. కొంతమందికోసం అశేషప్రజలు లాభం పొంది మూడులక్షల ఎకరములు సాగుచేసే ఈ ప్రాజెక్టును వదులుకోలేం. తర్వాత, ఒరిస్సా ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపాం. ఈ కట్టబోయే ప్రాజెక్టుతో ఒరిస్సా ప్రజల క్షేమం కూడాచూసే బాధ్యత మాపైవుంది. నేరెడిదగ్గర బ్యారేజికట్టడానికి రు.96,92,000 అంటే సుమారు కోటిరూపాయలుఖర్చు. మొదటిదశలో 18000 ఎకరాలకు, రెండవదశలో 26000 ఎకరాలకు నీరు అందుతుంది. రెండేళ్లలో బ్యారేజి పూర్తిఅవుతుంది. కాని మీరంతా సహకరించి రెండేళ్లముందే యిది పూర్తిచేయాలి. వంశధార ప్రాజెక్టు, కార్యక్రమం పూర్తిఅయితే, ప్రతిరైతు ఆర్థికంగాలేచి వారిపాదాలమీద నిలబడేశక్తి వస్తుంది. పొలాలు మునిగేవారికి కొంతవరకు ఉచితంగా భూములు కూడా యివ్వబడుతాయి. మీ సహకార సంపత్తి అందించి ఫలప్రదం చేయండి. యువకుడు, సమర్థుడు, పట్టినపట్టు వదలకుండా దానిని సాధించిన ముఖ్యమంత్రి సంజీవయ్యగారిని ఇరిగేషన్ అడ్వయిజరు శ్రీ కె. వెంకటకృష్ణయ్యర్‌గారిని ఆంధ్రులు ఎవరు మరువలేరు."

సూపరింటెండెంటు యింజనీరు శ్రీ బి. వెంకటనారాయణగారు వందన సమర్పణ చేశారు.

నేరెడి గ్రామంలో శంకుస్థాపన ఏర్పాట్లు స్పెషల్‌యింజనీరు శ్రీ మాధవేంద్రరావు, ఎగ్జిక్యూటివ్ యింజనీరు శ్రీ సూర్యప్రకాశరావు బాగా చేశారు.

నేరెడి బ్యారేజీ స్కీము వివరాలు

శ్రీ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్ నేరెడిబ్యారేజీ స్కీమును గురించి ఇలా వివరించారు :

"కోరాపుట్టు జిల్లాలోని బిస్సుమ్—కటక్‌కు ఉత్తరాన వంశధార పుట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి సూచించబడిన స్థలాలలో ఒకటైన గుడారివరకూ డ్రయినేజీ ఏరియా దాదాపు 1190 చ. మైళ్ళు, ఇప్పుడు సూచించిన నేరెడి ఆనకట్టవరకూ 3050 చ. మైళ్ళు. గొట్టస్థలంవద్ద 3757 చ.మైళ్లు. గొట్టవద్ద తొమ్మిదివేల యాభైకోట్ల క్యూబిక్ అడుగుల నీరు ఉంటుంది. నేరెడివద్ద 400 కోట్ల క్యూబిక్ అడుగులనీరు వాడడానికి సంకల్పించాం. వంశధార నుండి ఎడమవైపున ప్రవహించే జలుమూరు, లుకులామ్, పోలాకి, కుడివైపున ప్రవహించే పురుషోత్తమపురం, భారికోలువల ద్వారా పోయే నీరుతప్ప మిగతా నీరంతా సముద్రానికి పోతున్నది. తత్ఫలితంగా నీటికొరత ఏర్పడి, తరుచు శ్రీకాకుళంజిల్లాలోక్షామపరిస్థితులుతలెత్తుతున్నాయి. పాతపట్నం తాలూకా, శ్రీకాకుళం తాలూకా పాలకొండతాలూకాలో కొన్నిప్రాంతాలువర్షాధారంవల్ల సాగవుతున్నవి. అనేకసారులు వివిధ స్కీములను గురించి ఆలోచించడం జరిగింది. 1854, 1888, 1889, 1897, 1918, 1920 1942, 1944, 1946 లలో తీవ్ర కాటకపరిస్థితులు తలెత్తినవి. నదులలో నీరుక్రిందకు ప్రవహిస్తూ ఉన్నప్పుడే ఈ పరిస్థితులు తలెత్తడం జరిగింది శోచనీయమైన సంగతి. అనేక స్కీములలో గొట్టదగ్గర ఆనకట్ట నిర్మాణం ఒకటి. కాని, స్థానికంగా తగినశ్రద్ధవహించేవారు లేక అవని కార్యరూపం ధరించలేదు. 1950 నుండి మూడుచోట్లలో రిజర్వాయర్లు కట్టాలనే ఆలోచన కలిగింది.

సింగిడి, మదనాపురం, గొట్ట లేక హిరమండలం, ఈ ప్రదేశాలనుగూర్చి ఆలోచనలు జరిగాయి. ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతం జలమయమవుతుంది. గనుక, పర్లాకిమిడి — గునుపూరు రైలుమార్గం, పర్లాకిమిడి—వారణాసి రోడ్డు చాలాదూరం మళ్ళించవలసి వస్తుంది. గనుక మొదటి రెండుప్రదేశాలు వదులుకోవలసి వచ్చింది. ఇదిగాక మదనాపురం, అయితే వారణాసి పట్టణాన్నే ముంచివేస్తుంది.

అందుచేత గొట్టవద్ద నిర్ణయించవలసివచ్చింది. వంశధారనదిలోపడే రెండు ఉపనదులమైనా జలాశయాలు మనం నిర్మించుకోవాలి. మరొక మార్గంలేదు. అదిగాక ఇక్కడినుంచి చాలాదూరానికి నీరు తీసుకుపోవలసి ఉంటుంది. చాలా ఉపనదులు ఒరిస్సా ప్రాంతంలోవి. అరాష్ట్ర ఆమోదం పొందడం చాలాకష్టం.

ఉదాహరణకు ఒరిస్సా రాష్ట్రంతో కలిసి నన్ననాయ్‌వద్ద జలాశయం నిర్మించడానికి పరిశీలన జరిగింది. సేద్యానికి ఇది ఉపయోగపడదని ఒరిస్సా భావించినందున అది కుదరలేదు. గుడారి వద్ద మరొకస్థలాన్ని పరీక్షించాము. ఉపనదుల నాధారం చేసుకుని జలాశయాలు నిర్మించాలనుకుంటున్నామని ఒరిస్సా అభ్యంతరం తెలిపినందున దీనిని విడిచిపెట్టవలసి వచ్చింది. సకారణంగానే ఒరిస్సాప్రభుత్వం అభ్యంతరాలను తెలిపింది. మదనాపురాన్ని నిర్ణయిస్తే ఒరిస్సారాష్ట్రంలో దాదాపు ఆరువేల ఎకరాలు మునిగిపోతాయి. ఈ భూమి చాలావిలువగలది. రైలురోడ్డు, రోడ్డు మళ్లించవలసివస్తుంది.

తరువాత ఆనకట్టగొట్టవద్దనిర్మించాలని నిశ్చయించాము. వ్యవసాయానికిపనికిరావని విడిచిపెట్టిన మెట్టభూములన్నీ ఇక్కడినుంచి వచ్చేకాలవల నీటితో సాగుచేయవచ్చు. సింగిడివద్ద బ్యారేజి ఏర్పాటు చేయాలి. ఒరిస్సా ప్రభుత్వ కోరికమీద అనేక ప్రత్యామ్నాయ స్థలాలు పరిశీలించబడి, చివరకు నేరెడిస్థలం నిర్ణయించబడింది. దీనివల్ల ఒరిస్సాప్రాంతంలో దాదాపు 106 ఎకరాలు మాత్రం మునిగిపోతాయి.

మొదటిదశలో కాలువ 26 మైళ్లుఉంటుంది. చివరదశలో 37 మైళ్ళు ఉంటుంది. ప్రస్తుత అంచనా రు. 96.62 లక్షలు. "డాం"కు మాత్రం రు. 48 లక్షలు ఖర్చు అవుతుంది.

వంశధార ప్రాజెక్టుకు ఇది నాందిఅవుతుంది. రిజర్వాయర్ పూర్తయేటప్పటికి శ్రీకాకుళం జిల్లాలోని మూడు లక్షల ఎకరాలకుపైగా ఈ ప్రాజెక్టువల్ల ప్రయోజనం కలుగుతుంది."

విజయవాడలో శ్రీ రామకోటి మహోత్సవాలు

ఫిబ్రవరి 14 మంగళవారం కార్యక్రమం

విజయవాడ, ఫిబ్రవరి 13:— ఉ: 7—30 ని: భాష్యోపన్యాసం: శ్రీ ముదిగొండ వెంకటరామశాస్త్రి, 9—30 శివపట్టాభిషేకోత్సవం, మ12—30 తరంగగానం: శ్రీపోలంరాజు సీతారామయ్య, 2—0 హరికథ: శ్రీప్రతాపగిరి లక్ష్మీనరసింహశాస్త్రి, సా 4—0పురాణోపన్యాసం: శ్రీములుకుట్ల గోపాలకృష్ణశాస్త్రి, 5.30 యోగాసనములు: శ్రీ నల్లగొండ రామచంద్రరావు, రా6—30ఉపన్యాసం: శ్రీ విపుకుల వెంకటరమణశాస్త్రి, 8—0 ఉపన్యాసం: శ్రీ కుందుర్తి వెంకటనరసయ్య, 9—30 హరికథ: శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర్లుగుప్త.

సహకార ప్రగతికి ప్రాతిపదిక

గవర్నర్ శ్రీ భీమసేన్‌సచార్ ఉద్బోధ

షోలాపూర్, ఫిబ్రవరి 13:— ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సచార్, చేనేత సప్తాహ సమాప్తి ఉత్సవంలో ప్రసంగిస్తూ మాతృదేశ సర్వతోముఖాభివృద్ధికై ప్రజలందరూ పనిచేయాలని, సహకారమనేది, అభ్యుదయానికి ప్రాతిపదిక అని వక్కాణించారు. అంతకుముందు ఆయన బహుమతులను పంచిపెట్టారు.

నిన్నసాయంకాలం ఆయన దయానంద ఆంగ్లవేద కళాశాలలో బహుమతిప్రదానంచేస్తూ, విద్యార్థులు సచ్ఛీలాన్ని అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ప్రఖ్యాతి వహించాలని సలహా యిచ్చారు.

రేడియో వక్తృత్వ పోటీల ఫలితాలు

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ప్రథమ బహుమతులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:— అంతర్విశ్వవిద్యాలయ రేడియో ఆంగ్ల వక్తృత్వ పోటీలలో ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రథమ బహుమతిని పొందింది. హిందీ వక్తృత్వ పోటీలలో, ప్రథమ బహుమతికూడా, ఢిల్లీ విశ్వవిద్యాలయానికే లభించింది. హిందీ వక్తృత్వ పోటీలలో ద్వితీయ బహుమతి పూనా విశ్వవిద్యాలయానికి వచ్చింది.

లోకసభ స్పీకర్ శ్రీ అనంతశయనం, బహుమతి ప్రదానం చేశారు.

మేయరు పదవి

శ్రీ దుశాజ్ అభివర్ణన

హైదరాబాద్, ఫిబ్రవరి 12:— హైదరాబాద్‌మేయర్ శ్రీ వేదప్రకాశ్‌దుశాజ్ తమ్ముతాము 9 న ఇలా వర్ణించు కున్నారు: "అలంకార ప్రాయమైన మహోదానిర్వహిస్తున్నాను. కమనీయమైన కోమలి కంఠంలో ధగధగ మెరిసే హారంగా మాత్రం ఉన్నాను. ప్రజాస్వామ్య భావాలకు తగినంత అధికారం మేయరుకు లేదు."

ఖమ్మం జిల్లా రచయిత సంఘ సమావేశం

(మన విలేఖరి)

ఖమ్మం. ఫిబ్రవరి 12 :— ప్రముఖ తెలంగాణా రచయిత, దేశోద్ధారక గ్రంథమాలావ్యవస్థాపకులు అయిన శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామి యిటీవల హైదరాబాదు నగరంలో ఆకస్మాత్తుగా పరమపదించిన సందర్భంగా ఖమ్మంజిల్లా రచయితల సంఘం నేడు తన గాఢసంతాపాన్ని ప్రకటించింది. ఈ సమావేశానికి శ్రీ ఇటికాల నీలకంఠరావు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు హిరాలాల్ మోరియా, జె. సూర్యనారాయణ, కొలిపాక ప్రభృతులు జోహార్లర్పించారు.

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 13:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—00
సావరిన్	95—00
వెండి 100 తు.	241—50
వెండి 1 తు.	2—44

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 13:— 74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు.	24—50
డి. బి. సన్నాలు	"	25—50
3 వ ఱుగులబస్తా అక్కుళ్ళ బియ్యం		57—00
డి. బి. సన్నాలు	"	60—00
కుసుమ	"	58—00

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 13:—

కాటన్‌సీడ్ ఆర్డినరీ—	రు. 146.50
ఇండియన్ ఐరన్—	రు. 24.68
బంగారం (పాల్సు)	రు. 122.10
వెండి పాల్సు)—	రు. 207.10
ప్రత్తి జరిలా (ఫిబ్రి)	558.50
వేరుసెనగ (మే)	218.00
ఆముదాలు (మే)	170.75

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 13:— మద్రాసు మార్కెట్టుకు శివరాత్రి కారణంగా నేడు మూసివేయబడింది.

రెడీ స్టాకునుండి లభించును.

"రాయల్ ఎన్‌ఫీల్డు"

1·50 C. C. మోటారు సైకిల్సు

వెంటనే సంప్రదించండి.

పద్మజా కమర్షియల్ కార్పొరేషన్,
గాంధినగరం : విజయవాడ-2.
ఫోన్ నెం. 498



చౌకైన ధరకు సాటిలేని రేడియో!

5 వాల్వులు ఏ. సి. 3 బ్యాండ్-ఆల్ వేవ్ సూపర్ హిటిరోడైన్ రేడియో ప్రపంచాన్ని మీ చేతి వ్రేళ్ళ ముందరికి తేగల ఎవిన సాధనాలతో కూడినది అందమైన రెండు టోన్ లాకర్ ఫినిష్డ్ కొయ్య కాబినెట్ అందరికి అందుబాటైన ధర.

రీసా రేడియో షో రూమ్
"మ్యూసి మ్యూజికల్"
పి. బి. 3755
3/16 మౌంట్‌రోడ్, మద్రాసు—2.

Phone: 84380.
Tel: 'ASSEMBLER'



ఎంత మనోహర నవ్య వర్ణ చిత్రం!

శుద్ధమైన, సౌమ్యమగు లక్స్
4 వానవెల్లి రంగులలో
మీకు ప్రియమైన తెలుపులో కుడా వున్నది

వన్నె చిన్నెల స్వప్నం సత్యమైంది ... మీ ప్రియమైన లక్స్ మనోహరమైన తెలుపుతో పాటు, లేత గులాబీ, ఆకుపచ్చ, నీలం, పసుపుపచ్చ రంగుల సృష్టిని తెచ్చింది. అన్నిటికీ సరిపోలే కాగితపు మూతలు ... ప్రతీదీ మీరు మెచ్చిన పరిమళంగల ... మీకు నచ్చిన శుద్ధమైన, సౌమ్యమగు లక్స్.

లక్స్ సబ్బుయొక్క 'వానవెల్లి' రంగులన్నీ మీ సొమ్మకే

'రమణీయ రంగులలో నచ్చిన యెన్నిక నిరాటంకం'
అని ఎమ్.ఎన్.రాజమ్ చెప్పుచున్నారు

LTS. 82 - X60 TL

హిందుస్థాన్ లీవర్ ఉత్పత్తి

గ్రీన్ కోలినోస్
టూత్ పేస్టు
నోటిదుర్గంధమును నిరోధించును
పనుచిగుళ్ల కండరములను గట్టిపరచును

గ్రీన్ కోలినోస్ టూత్‌పేస్టు యందలి మెరుగు సృష్టియొక్క అనుపమ చమత్కారమైన క్లోరోఫిల్ మీ పళ్ళమధ్య గల అతి సన్నటి సందులలోకి పోయి దంత క్షయము కలిగించే క్రిములను నాశన మొనర్చి నోటి దుర్గంధమును పోగొట్టును. మీ పను చిగుళ్ల కండరములను గట్టిపరచి మీ పళ్లను పరిశుభ్రముగాను, అతి తెల్లగాను, ఆరోగ్యవంతముగాను, వుంచును. మీరు గ్రీన్ కోలినోస్ టూత్‌పేస్టును వాడిన తరువాత మీ నాలుక కొనతో పళ్లను తడిమి చూచుకోండి. అవి ఎంత నునుపుగాను, పరిశుభ్రంగాను వుంటాయో మీ కాశ్చర్యమగును!

Registered User: GEOFFREY MANNERS & CO. PRIVATE LIMITED
T. 38



రోజుకు 600 టన్నులు ఉత్పత్తిచేసే మా రెండవ ఫ్యాక్టరీ 1961 జూన్ నెలలో ఉత్పత్తిని ప్రారంభించగలదని తెలుపడానికి సంతసిస్తున్నాము.

1958 మార్చి నెలలో ప్రారంభమైన మొదటి ప్లాంటులో ఉత్పత్తి అయ్యే మొత్తం 300 టన్నులు నాగార్జునసాగర్ డాముకు సప్లయి చేయబడుచున్నది

1961 జూన్ నెలనుండి మేము మార్కెట్టులో సిమెంటు సప్లయి చేయగలము.

సర్కారు జిల్లా లన్నిటిలోను స్టాకిస్టులు కావలయును. ప్రస్తుతానికి ప్రతి బ్లాక్ డెవలప్‌మెంట్ కేంద్రంలోను N. E. S. కేంద్రంలోను ఒక్కొక్క స్టాకిస్టును మాత్రమే నియమించ దలచాము. పెద్ద పట్టణాలలో ఇద్దరు లేక ముగ్గురు స్టాకిస్టులు నియమించబడవచ్చు.

ఆసక్తిగలవారు, ప్లాంటు మేనేజరు, రామకృష్ణా సిమెంట్సు, మాచర్ల, గుంటూరు జిల్లాకు 1961 ఫిబ్రవరి 28 వ తేదీ లోపుగా ఈ క్రింది వివరాలతో దరఖాస్తు చేయగోరుతున్నాము.

1. జిల్లా పేరు. 2. పట్టణం లేక బ్లాకు లేక N. E. S. పేరు. 3. సమీపంలోని రైల్వేస్టేషను దాని దూరం. 4. దరఖాస్తుదారుని పేరు. 5. పర్మనెంటు అడ్రసు. 6. ప్రస్తుత వ్యాపారం. 7. బ్యాంకర్లు (ఎవరైనా వుంటే).

RKC

కె. సి. పి. లిమిటెడ్
రామకృష్ణ సిమెంట్స్, మాచర్ల

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4

SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

808459

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార నియుక్తులున్న ప్రదేశాలలో రూ. న.	పోస్టుద్వారా రూ. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

సంపుటి: 26 సంచిక: 44 ★ విజయవాడ 15-2-1961 బుధవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

భిక్షాటనకు లైసెన్సు

మైసూరు, ఫిబ్రవరి 14:— మైసూర్ హోంశాఖ ఉపమంత్రి శ్రీ బసవ లింగప్ప ఆఫీసుగదిలోనికి, ఇటీవల ఇద్దరు దృఢశరీరులు, నరాసరి ప్రవేశించి తమకు "భిక్షమెత్తుకునేందుకు లైసెన్సు యివ్వవలసినదిగా ఆయన్ని అభ్యర్థించారట. ఈ ఆగంతుకులు ఎవరో విచారించిచూడగా అందులో ఒకరు ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ తండ్రి. ఇంకొకరు ఒక ప్రొఫెసర్ తండ్రి. పొట్టపోషించుకోలేక, తాము ఈ లైసెన్సుకోసం ప్రాకులాడటంలేదని, "భిక్షాటన తమసంప్రదాయసిద్ధమైనవృత్తి" అని వారిరువురూ వివరించారట.

సరిహద్దుల విషయంలో చైనా చర్యలను అంగీకరించలేము

పార్లమెంటు బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభిస్తూ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్పష్టీకరణ

కాటంగాలో కల్లోలాలకు బెల్జియం జోక్యమే ప్రధాన కారణమని వివరణ

దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులపై ప్రెసిడెంట్ ఆశాభావం

ఢిల్లీ, ఫిబ్రవరి 14:— ఇండియా-చైనాల సరిహద్దు విషయంలో చైనా తనంతతాను చేసిన చర్యల ఫలితాలనుగానీ, నిర్ణయాలనుగానీ భారతదేశం ఆమోదింపజాలదని ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభిస్తూ వక్కాణించారు.

భారత చైనా దేశాలమధ్య సరిహద్దులు సంధులతో, సంప్రదాయాలతో, వాడుకతో చాలాకాలంనుంచి పూర్తిగా విభజించబడిన వని మనం గట్టిగా భావిస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు.

చైనా లాంగ్జూనుంచి ఉపసంహరించుకొన్నప్పటికీ, దురాక్రమణలను నిలిపివేసినప్పటికీ దాని తగవులమారి ధోరణి మాత్రం అలాగే కొనసాగుతున్నదని ప్రెసిడెంట్ వివరించారు. సరిహద్దులకు ఆవలివైపునుంచి వస్తున్న ఈ దురాక్రమణ ధోరణి మూలంగా భారత ప్రభుత్వం నిరంతరం తన రక్షణబలాన్ని నిలబెట్టుకొనటానికి ప్రయత్నిస్తూ వచ్చినదని, కొన్ని కొన్ని ప్రాంతాలకు రవాణా రహదారి సౌకర్యాలు ప్రారంభించటానికి ప్రభుత్వం చాల జాగ్రత్త తీసికొన్నదని డాక్టర్ ప్రసాద్ చెప్పారు.

భారత చైనాదేశాల సరిహద్దులు చాలకాలం నుంచి సంప్రదాయాదులరీత్యా స్పష్టంగా విభజించబడి ఉన్నవనీ, త్వరలో చైనా ప్రభుత్వం ఈవిషయంలో సంతృప్తికరమైన ఒడంబడికకు రాగలదని తన ప్రభుత్వం విశ్వసిస్తున్నదని ఆయన అన్నారు.

అశ్వారూఢులైన అంగరక్షకులు వెంట నడువగా ప్రెసిడెంట్ నేడు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించటానికి విచ్చేశారు.

ఆయన తన ప్రసంగాన్ని ముందు హిందీలోను, ఆతర్వాత ఇంగ్లీషులోను చదివారు. రెండు భాషలలో ప్రసంగం చదవటానికి మొత్తం 40 నిమిషాలసేపు పట్టింది. ప్రెసిడెంట్ సభాంగణంలోకి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగం సమాప్తం చేసినప్పుడు సభ్యులు మిన్నుముట్టేటట్లు హర్షధ్వానాలు చేశారు.

ప్రెసిడెంట్ తన ప్రసంగంలో దేశపరిస్థితిని అంతర్జాతీయ పరిస్థితిని సమీక్షించి పరిస్థితులు కొంత మెరుగైన చిహ్నాలు కనిపిస్తున్నవనీ, జాగరూకతతో కూడిన ఆశాభావానికి ఆస్కారమున్నదనీ అన్నారు.

ఆఫ్రికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన అనేక దేశాలకు ఆయన స్వాగతం చెపుతూ ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో ఎటూచేరరాదని అవి నిర్ణయించుకొనటం మరింత ముదావహంగా ఉన్నదని, అంతర్జాతీయ సంబంధాల విషయంలో తన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సమంజసమైనదని ఈ సంఘటనలు స్పష్టంచేస్తూన్నవని డాక్టర్ ప్రసాద్ అభిభాషించారు.

కాంగో పరిస్థితి ఇప్పటికే తన ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తూనే ఉన్నదని వర్ణిస్తూ కాంగో నుంచి బెల్జియనులు ఉపసంహరించబడాలనీ, రాజకీయ నాయకుల నందరను విడుదలచేయాలని, వర్గశక్తులనూ సాయుధ వర్గాలనూ నిరాయుధం చేయాలని, పార్లమెంటు సమావేశం జరిపి, రాజ్యాంగాధికారాన్ని పునఃస్థాపించాలని

[మిగతా 2 వ పేజీలో]

భూమిశిస్తు కట్టుకోలేని రాజకీయబాధితుని స్థితి

రాజోలు, ఫిబ్రవరి 14:— రాజకీయ బాధితునిగా గుర్తించబడి, ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూమికి మూడేళ్లుగా భూమిశిస్తు కట్టుకోలేక పోయినందున, ఆభూమిని అధికార్లు వేలం వేయదలిచారు. వేలంకాకుండా చూసుకోడానికి అవధ్యులైఉన్న నంపపూడి వాస్తవ్యులు శ్రీ వడ్లమాని వెంకట నరసింహం పడవలసివచ్చిన బాధ వర్ణనాతీతం.

ఇరవై ఆరేళ్ల కాంగ్రెసులో పని చేశారు. వేద—వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించారు. సంస్కృతంలో దిట్ట, జ్యోతిష శాస్త్రంలో ఉద్దండులు. వారు చెల్లించవలసిన పన్నువిషయంలో ప్రభుత్వం తగుసహాయం వెంటనే చేయడం అవసరమని భావిస్తున్నారు. (స. ప)

గురువు అడుగుజాడలు అనుసరించిన శిష్యుడు

వాషింగ్టన్, ఫిబ్రవరి 14:— పాట్రిస్ లుముంబా అబ్రహాం లింకన్‌ను ఆరాధ్య దైవంగా భావించుకునే వారు. నిరుటి సంవత్సరం ఆయన అమెరికా వెళ్ళినప్పుడు, వాషింగ్టన్‌లో ఉన్న శ్రీ లింకన్ స్మారక భవనాలను ప్రత్యేకంగా సందర్శించారు.

ఉత్తుంగ శిఖరంవలె అగుపిస్తున్న శ్రీ లింకన్ విగ్రహం వైపు చూచి శ్రీ లుముంబా ఇలా అన్నారు: "దక్షిణ రాష్ట్రం విభజనకు వ్యతిరేకంగాపోరాడిన లింకన్ ఇతడేనా?", అని.

అదేమి విధి వైచిత్ర్యమో కాని, కాటంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడిన శ్రీ లుముంబా శ్రీ లింకన్ జన్మదిన జయంతినాడు, తను ఏరాష్ట్రం విభజనకు వ్యతిరేకంగా పోరాడాడో అదే రాష్ట్రంలో చంపబడ్డాడు.

తాజా వార్తలు

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 14:— ఇటీవలకాంగోలో సంభవించిన పరిణామాల వలన మిత్రరాజ్యసమితి ఉనికికే ప్రమాదస్థితి ఏర్పడిందని శ్రీ అడ్లాయ్‌స్టీవెన్‌సన్ అన్నారు.

కైరో, ఫిబ్రవరి 14:— యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ కాంగోలోని గిజెంగా ప్రభుత్వాన్ని న్యాయబద్ధమైన కాంగో రిపబ్లిక్ ప్రభుత్వంగా గుర్తిస్తున్నదని మధ్యప్రాచ్యవార్తాసంస్థ నేడు ప్రకటించింది.

ఆల్మోరా, ఫిబ్రవరి 14:— రేణిఖేత్ నియోజక వర్గంలో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలో అభ్యర్థిత్వం దాఖలుచేసిన ప్రజాసోషలిస్టు అభ్యర్థి శ్రీ గోవింద సింగ్ మెహ్రా తన అభ్యర్థిత్వాన్ని నేడు ఉపసంహరించుకున్నారు. కాగా ఆస్థానానికి ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ సి. బి. గుప్తా, సోషలిస్టు అభ్యర్థి శ్రీ పూరన్ ప్రకాష్ కర్గేటి మాత్రమే పోటీ చేస్తున్నారు.

లుముంబా దారుణ హత్యపై దేశదేశాలలో తీవ్ర సంతాపం

వలసరాజ్యాల కుట్రపట్ల ప్రపంచ ప్రజల ఆగ్రహావేశాలు

కాంగోలో అంతర్యుద్ధ నివారణకు ఇండియా కృషి

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 14:— కాంగో తొలిప్రధాని పాట్రిస్ లుముంబా హత్య ప్రపంచాన్ని యావత్తూ విచారసాగరంలో ముంచివేసింది. అనేక దేశాలు తమ తీవ్రసంతాపం ప్రకటించినవి.

ఇది యిలా ఉండగా, కాంగోలో అంతర్యుద్ధ ప్రమాదం ఏర్పడకుండా వారించే చర్యలు గైకొనేవిషయంలో భద్రతాసంఘానికి తగు ప్రేరణ కల్పించి సముద్దీపింపచేయడానికి ఇండియా అవిశ్రాంత కృషి జరుపుతున్నట్టు తెలియవస్తున్నది.

ఇండియా ప్రతినిధి శ్రీ సి. యస్. ఝా నిన్న సమితి సెక్రటరీ జనరల్ శ్రీ డాగ్ హామర్షెల్డ్‌ను అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్‌సన్‌ను వేరువేరుగా కలుసుకొని కాంగో పరిణామాలను చర్చించారు. ఆతరువాత శ్రీ ఝా, సమితి కార్యాలయంలో జరిగిన తటస్థరాజ్యాల సమావేశానికి హాజరైనారు.

లుముంబా మరణానికి ప్రతీకార చర్యలు గైకొనవలదని, ప్రతీకార చర్యలు గైకొన్నట్లయితే కాంగో విరోధులకే సాయపడినట్లు కాగలదనీ, గిజెంగాకు తెలుపవలసిందిగా శ్రీ ఝా, ఇక్కడ ఉన్న గిజెంగా ప్రతినిధి శ్రీ థామస్ కాంజాకు సలహా నిచ్చినట్టుకూడా విశ్వసించబడుతున్నది.

మాస్కోలో బెల్జియం దౌత్య కార్యాలయంముందు ప్రదర్శనలు

మాస్కో, ఫిబ్రవరి 14:— పాట్రిస్ లుముంబా హత్యపట్ల నిరసన తెలుపుతూ, నేడిక్కడ బెల్జియన్ రాయబార కార్యాలయంముందు ప్రజలు బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిపారు.

బొంబాయిలో ప్రదర్శనాలు

బొంబాయి, ఫిబ్రవరి 14:— మహారాష్ట్ర రివల్యూషనరీ కమ్యూనిస్టుపార్టీకి చెందిన వారు 100 మందినేడు ఇక్కడ బెల్జియన్ కాన్సలేట్ కార్యాలయం ముందు శ్రీ లుముంబా హత్యపట్ల నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. 'సామ్రాజ్యవాదం నశించాలి', 'బెల్జియన్లు కాంగోను ఖాళీచేయాలి', అని వారు నినాదాలు చేశారు. ఆతరువాత వారు బెల్జియన్ కాన్సలేట్‌కు ఒక నివేదికను సమర్పించారు.

హామర్షెల్డ్ ఆదేశం

మిత్రరాజ్యసమితి న్యూయార్క్, ఫిబ్రవరి 14:— సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హామర్షెల్డ్ నేడు కాంగో సమాచారాలను ఎప్పటికప్పుడు తన ప్రతినిధుల వద్దనుంచి రేడియోద్వారా తెలుసుకొంటూ ఉన్నారు. శ్రీ లుముంబా హత్యా పరిస్థితులను దర్యాప్తు చేయవలసిందిగా శ్రీ హామర్షెల్డ్ తన ప్రతినిధులకు ఆదేశించారు.

భద్రతాసంఘం నేపథ్య సన్నాహాలు

ఇది ఇలాఉండగా రేపు భద్రతాసంఘం చర్చలో పాల్గొనడానికి వివిధ దేశాల ప్రతినిధులు నేపథ్యసన్నాహాలు చురుకుగా సాగిస్తున్నారు.

శ్రీ లుముంబా హత్యా ఫలితంగా కాంగోలో ఏర్పడిన అంతర్యుద్ధపరిస్థితి సమితి వర్గాలలో ఉద్రిక్తతను కలుగ జేసింది.

ఈ నెల భద్రతా సంఘం సమావేశం అధ్యక్షులు శ్రీ సర్‌పాట్రిక్‌డీన్, ఎప్పటి కప్పుడు శ్రీ హామర్షెల్డ్‌ను కలుసుకొని కాంగో సమాచారాన్ని తెలుసుకొంటున్నారు.

రేపు ఎన్నిగంటలకు భద్రతా సంఘం సమావేశం కాగలదో ఆయన నేడు ప్రకటించవచ్చు.

"లుముంబా మరణించినా అతడి ఆదర్శం మరణించదు"

లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 14:— శ్రీ లుముంబా వారిపై ఆదర్శంకోసం మరణించాడు ఆ ఆదర్శాన్ని కొనసాగించడానికి ఓరియంటల్ రాష్ట్రంలోని లుముంబా అనుచరులైన నాయకులు నిర్ణయించుకున్నట్టు ఈ రాష్ట్రం అధ్యక్షుడు శ్రీ జీన్‌ఫాస్టర్ మంజీకాలా ప్రకటించడానికి సిద్ధంచేసిన ఒక ఉపన్యాసం ద్వారా తెలియవస్తున్నది.

ఈ ఉపన్యాసం తాలూకు ఒక ప్రతి స్టాన్లీవిల్లీలోని సమితి కార్యాలయానికి అందజేయబడింది.

లుముంబా మరణించినా ఆయన జాతీయోద్యమం కొనసాగుతుంది. ఒక నాయకుడు మరణిస్తే అతనిస్థానే మరొకడు అవతరిస్తారు", అని ఈ ఉపన్యాసంలో పేర్కొన బడినది.

సిరిమావో బండారనాయకె ప్రకటన

కొలంబో, ఫిబ్రవరి 14:— సింహళ ప్రధానమంత్రిణి శ్రీమతి బండారనాయకె నేడు శ్రీ లుముంబా హత్యపై బాహ్య ప్రకటన చేస్తూ హత్యకు కారకులైన వారిని అతి తీవ్రమైన పదజాలంతో విమర్శించింది. కాంగోజాతీయత గొంతు నులిమివేయడమే ఈ భయంకర ఘాతుక కృత్యానికి కారణమని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నది.

ఢిల్లీలో ఆఫ్రికన్ విద్యార్థుల ప్రదర్శనలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:— లుముంబా హత్యావార్తవల్ల కోపోద్రిక్తులైన కొందరు ఆఫ్రికన్‌విద్యార్థులు నేడు కేకలు వేస్తూ ఇక్కడి బెల్జియన్‌రాయబారి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిపారు. ఆఫ్రికన్ విద్యార్థులు బెల్జియన్ దౌత్య కార్యాలయం కిటికీ అద్దాలను పగులగొట్టి కుళ్లిపోయిన కోడిగ్రుడ్లను, టొమాటోలనువిసిరారు. 'సామ్రాజ్యవాదం నశించాలి' 'ఆఫ్రికా ప్రతీకార దాహం తీరే వరకూ శాంతిలేదు' అనే నినాదాలు వ్రాసిన అట్టలతో ప్రదర్శనలు చేశారు.

వివిధదేశాల సంతాప ప్రకటనలు

ఢిల్లీ, ఫిబ్రవరి 14:— శ్రీలుముంబా దారుణహత్య పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆఫ్రికన్ సమైక్యసాధన భారతీయ సంఘం నేడిక్కడ తీర్మానించింది.

వలస దేశాల ప్రజలందరికీ స్వాతంత్ర్యం లభించే వరకూ అవిరామపోరాటం సాగించాలని ఈ సంఘం తీర్మానించింది.

మాలి రిపబ్లిక్ సంతాపం

లుముంబా హత్యపట్ల విచారసూచకంగా మాలి రిపబ్లిక్ నేడు సంతాపదినం జరిపింది.

బెల్జియన్ సోషలిస్టు నాయకుని ప్రకటన

లుముంబా హత్య విషయంలో దర్యాప్తు జరపాలని బెల్జియన్ సెనేట్ మాజీ సోషలిస్టు ప్రెసిడెంట్ శ్రీ హెన్రీరోలిన్ నేడొక ప్రకటన చేశారు.

జకార్తా వ్యాఖ్య

శ్రీ లుముంబా హత్య హృదయ విదారకమైన దారుణ సంఘటన అని ఇండోనీషియా ప్రభుత్వం నేడు ప్రకటించింది.

సరిహద్దు సమస్యపై ఆదినుంచి చైనా చేస్తూవచ్చిన మోసం

పార్లమెంటుకు నివేదిక సమర్పణ

ఢిల్లీ, ఫిబ్రవరి 14:— సరిహద్దు విషయంపై కమ్యూనిస్టు చైనా 1950 నుంచి 1959 వరకు భారతదేశాన్ని చేసినమోసం, భారత భూభాగంపై చైనా దాడి, దురాక్రమణ, 1947 లో జమ్మూకాశ్మీరు భారతదేశంలో ఒకభాగంగా లీనమైన విషయాన్ని చైనా గుర్తించ నిరాకరించటం ఈ మొదలైన విషయాలన్నీ సరిహద్దు సమస్యపై సంభాషణలు జరిపిన అధికార బృందం నివేదికలో సువిదితం చేయబడినవి.

భారత చైనాదేశాల అధికారులు 1960 లో పెకింగ్, న్యూఢిల్లీ, రంగూన్‌లలో జరిపిన సంభాషణలపై తయారుచేసిన నివేదికను నేడు పార్లమెంటు ముందుంచారు. ఈ నివేదికను లోక్‌సభలో శ్రీ నెహ్రూ ప్రవేశపెట్టగా ఆయన డిప్యూటీ శ్రీమతి లక్ష్మీమీనన్ దానిని రాజ్యసభ ముందుంచారు.

భారతదేశ అధికారుల బృందం నివేదిక ఒకటి చైనా అధికారుల బృందం నివేదిక ఒకటి మొత్తం రెండు నివేదికల రూపంలో ఇది సమర్పించబడింది. ఇండియా నివేదిక 342 అచ్చుపుట లుండగా చైనా అధికారులిచ్చిన అనధికారానువాద నివేదిక 213 పుటలున్నది. చైనా నివేదికను చైనా ప్రభుత్వమే ఆంగ్లంలోకి అనువదించి పంపింది.

సిక్కిం, భూటాన్‌లపై తనకేలాంటి హక్కులు లేవని వాటితో భారతదేశానికి గల సంధి సంబంధాలను గుర్తిస్తున్నామని 1960 ఏప్రిల్‌లో అంగీకరించి కూడ ఇప్పుడు చైనా తన వాదాన్ని ఎలా మార్చినదో కూడ ఈ నివేదిక తెలుపుతున్నది.

చైనావారి మ్యాపులు పాతబడి పోయినవనీ, సరైనవి కావనీ వాటిలో కొన్నిమార్పులు జరగాలని భారతదేశం చేసిన ఆక్షేపణలకు చైనా తాను లోగడ ఇచ్చిన సమాధానాలను కూడ ఇప్పుడు అంగీకరించటంలేదు. పైగా ఈవిషయంపై శ్రీ చౌ ఎన్—లై తో 1954 లో 1956—57 లో జరిపిన సంభాషణలకు శ్రీ నెహ్రూ తప్పుడు వ్యాఖ్యానం చేశారని చైనావారు ఇప్పుడు ఆరోపిస్తున్నారు.

ఈ సంభాషణల ప్రతిని శ్రీ నెహ్రూ 1958 లో శ్రీ చౌ ఎన్—లైకి పంపారు. అధికారుల స్థాయిలోని సంభాషణలు పూర్తికావస్తున్నదశలో చైనా అధికారులు శ్రీ నెహ్రూ పంపిన ప్రతి తప్పుగా ఉన్నదని ఖండించటానికి ప్రయత్నించారు గాని దీనికి భారతీయ అధికారులు తీవ్ర ఆక్షేపణ చెప్పారు.

భారతభూభాగంలో 50 వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని తమదే అని వాదించి రుజువు చేసికొనటానికి చైనా చూపిన సాక్ష్యాధారాలు ఇటీవలి కాలానికి సంబంధించినవే. అవీ ఆధారాలని చెప్పేవీలులేని మొండివాదాలు మాత్రమే.

భారత బృందం తయారుచేసిన నివేదిక ఆలాకాక సరిహద్దులు సంప్రదాయంరీత్యా సంధులరీత్యా వాడుకరీత్యా చాలకాలంనుంచి నిర్దిష్టంగాను స్పష్టంగా విభజించబడి ఉన్నవని రుజువు చేస్తున్నది. చైనా చెప్పే విషయాలు కూడ ఇండియావాదాన్నే సమర్థిస్తున్నవనీ చైనావాదాన్ని ఖండిస్తున్నవని ఈ నివేదిక విశదం చేస్తున్నది.

భారత చైనాల సరిహద్దులు గత ప్రభుత్వానికే కాక ప్రస్తుత చైనా ప్రభుత్వానికి కూడ 1950 నుంచి తెలుసుననీ, అప్పటినుంచి ఆ సరిహద్దులను అది ఆమోదించినట్లే వస్తూ 1959 లో మాత్రం సరిహద్దులను చైనా ప్రభుత్వం ప్రశ్నించ నారంభించినదని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది.

భారత ప్రభుత్వం బహిరంగంగా ఎన్ని ప్రకటనలు చేసినా, వేరుగా ఎన్నిలేఖలు పంపినా చైనా ప్రభుత్వం సరిహద్దుల పట్ల తన ఆక్షేపణ తెలుపనే లేదని, అందుచేత అంతర్జాతీయ సంప్రదాయాల రీత్యా చైనా పాత సరిహద్దులను అంగీకరించినదని భావించక తప్పదని ఈ నివేదిక వివరిస్తున్నది.

(మిగతా 4 వ పేజీలో)

బాబూజీ

నన్ను మీరు తిరిగి ఎందుకు ఎన్నుకోకూడదు? మీకు తెలియని దెయ్యంకంటె తెలిసిన దెయ్యం మంచిది.

"హామర్‌షెల్డ్‌ను గుర్తించం" -రష్యా ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 14:— శ్రీ హామర్‌షెల్డ్‌ను మిత్రరాజ్యసమితి సెక్రటరీజనరల్ పదవినుంచి తొలగించాలని కోరుతూ "అంతర్జాతీయ నేరం" ఆయన లుముంబా హత్య దృష్ట్యా రష్యా ఆయనను ఏమాత్రం గుర్తించదని రష్యా నేడు ప్రకటించింది.

కాంగో రిపబ్లిక్‌లో ప్రముఖ రాజకీయ నాయకులపట్ల శత్రుత్వంతో పగ తీర్చుకొనే ఉద్యమాన్ని నిర్మించేవానినిగా రష్యా తన ప్రకటనలో హామర్షెల్డ్‌ను చిత్రించింది.

హత్యకు దారితీసిన బెల్జియం చర్యలను మిత్రరాజ్యసమితి ఖండించాలని కోరింది.

శ్రీ లుముంబా, ఆయన సహచరు లిద్దరి హత్యలను, మిత్రరాజ్య సమితి నిబంధనావళికి విరుద్ధమైన "అంతర్జాతీయ నేరంగా" రష్యా పరిగణిస్తున్నదని ఈ ప్రకటనలో పేర్కొనబడింది.

భద్రతా సంఘం నిర్ణయాన్ననుసరించి ప్రస్తుతం కాంగోలోవున్న సేనలు కాటంగా అధ్యక్షుడు షోంబీని, కాంగో సేనాధిపతి జనరల్ మొబుటూను వెంటనే అరెస్టుచేసి న్యాయస్థానానికి అప్పగించాలని కూడా రష్యా ఈ ప్రకటనలో కోరింది.

శ్రీ షోంబీ, శ్రీ మొబుటూ సేనలన్నిటిని వెంటనే నిరాయుధం చేయాలని కూడా కోరింది.

అక్కడవున్న బెల్జియం సేనలను బెల్జియం ఉద్యోగులను వెంటనే నిరాయుధులనుచేసి కాంగో సరిహద్దులనుండి ఆవలకు పంపించి వేయాలన్నది.

కాంగోలో మిత్రరాజ్య సమితి చర్యలు అనబడే వాటిని ఒక నెలలోపున అంతమొందించి, కాంగో ప్రజలు తమ ఆంతరంగిక సమస్యలను తామే పరిష్కరించుకొనేందుకు వీలుగా విదేశసైన్యాల నన్నిటినీ ఉపసంహరించాలని రష్యా ఈ ప్రకటనలో కోరింది.

కాంగో రిపబ్లిక్‌ను సంరక్షించేందుకు న్యాయబద్ధమైన తన ప్రభుత్వానికి అన్ని దేశాలు సహాయం చేయాలని గిజెంగా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి విషయమై పేర్కొంటూ, ఆలాంటి సహాయాన్ని అందించటం అన్ని స్వాతంత్ర్య కాముక రాజ్యాల పవిత్ర ధర్మమని సోవియెట్ ప్రభుత్వం భావిస్తున్నదని ఈ ప్రకటనలో తెలియజేసింది.

కాంగో ప్రజలను, న్యాయబద్ధమైన ప్రభుత్వానికి, కాంగో రిపబ్లిక్కు మిత్రరాజ్యాలైన వాటి అన్నిటితో పాటు సోవియెట్ ప్రభుత్వం కూడా సహాయం చేయడానికి సంసిద్ధంగా వున్నదని తెలియజేసింది.

హామర్షెల్డ్‌కు వర్తమానం

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 14— మిత్రరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా తనను గుర్తించదనే సోవియెట్ ప్రభుత్వ నిర్ణయాన్ని శ్రీ డాగ్ హామర్‌షెల్డ్‌కు వెంటనే తెలియజేయబడింది.

సెక్రటరీ జనరల్ భవితవ్యం విషయమైన ఊహాగానాలుసమితివర్గాలలో ప్రారంభమైనాయి.

నెహ్రూ ప్రకటన

కాంగో విషయంలో భద్రతా సంఘం ఎట్టి చర్య గైకొనమున్నదో చూడడానికి ఇండియా వేచి ఉన్నదని ప్రధానినెహ్రూ నేడిక్కడ పత్రికా విలేఖరులతో అన్నారు. ఇండియాకు, ఇతర దేశాలకు సమితి ప్రధాన కార్యాలయంలో సంప్రతింపులు జరుగుతున్నవని కూడా ఆయన చెప్పారు.

మాచ్‌ఖండ్ నదిలో పడవ ప్రమాదం: 35 గురు నీట ముంపు

ఇంతవరకు 14 శవాలు దొరికినట్లు వార్త

హైదరాబాద్, ఫిబ్రవరి 14:— విశాఖపట్నం జిల్లా సిందిపుట్ గ్రామానికి కొంతదూరంలో, మాచ్‌ఖండ్ నదిలో గత శుక్రవారం జరిగిన పడవ ప్రమాదంవల్ల 35 గురు ప్రయాణీకులు నీటమునిగిపోయారని, వీరిలో 14గురి శవాలు దొరికినవని నేడిచ్చట పోలీసు కేంద్ర కార్యాలయానికి సమాచారం చేరింది.

విశాఖపట్నం జిల్లా సింధుపుట్‌లో జరుగనున్న జాతరకు వెళ్లేనిమిత్తం ఒరిస్సా రాష్ట్ర కోరాపుట్ జిల్లా "పారకీపది" గ్రామంనుంచి కొందరు పడవమీద బయలుదేరగా, విపరీతమైన గాలివల్ల అది, నదిమధ్య చిక్కుకున్నదని, కాగా ఈ ప్రమాదం సంభవించినదని తెలియవస్తున్నది పడవ బోల్తాపడడంవల్ల ప్రయాణీకులంతా నీట మునిగిపోయారు. వారిలో పడవవాడు కూడా వున్నాడు. ప్రయాణీకులలో ఎక్కువగా స్త్రీలు పిల్లలు కలరని తెలియవస్తున్నది. పూర్తి వివరాలింకా చేరలేదు.

కోరాపుట్ జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంటు, దక్షిణ విశాఖజిల్లా పోలీసు సూపరింటెండెంటులు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లారు. సంఘటనను దర్యాప్తు చేస్తున్నారు.

పంజాబీ సుబా ఆందోళన వ్యర్థం

పాటియాల మహరాజా హితవు

కాన్పూరు, ఫిబ్రవరి 14:— పంజాబ్ రాష్ట్రాన్ని విడదీయడం మహా హానికరమని, ఆ రాష్ట్రాన్ని అలాగే వుంచాలని పాటియాలా మహారాజా రవీంద్రసింగ్, నిన్న ఇక్కడ జరిగిన పంజాబీ అసోసియేషన్ సమావేశంలో అన్నారు.

పంజాబీ సుబా ఆందోళన అర్థరహితమైనదని, పంజాబీలు దేశసమైక్యతకై కృషిచేయడంలో ఎవరికీ తీసిపోరనీ, అలాంటపుడు ఇలాంటి దేశవిభజన ఆందోళనను తీసుకురావడం తగదని ఆయన అన్నారు.

లాహోరు, ఫిబ్రవరి 14:— బ్రిటిష్ రాణి ఎలిజబెత్, గౌరవార్థం నిన్న లాహోర్ మహిళల క్లబ్బు అంతర్జాతీయ స్త్రీల క్లబ్‌లు, విందుచేశారు. ఎలిజబెత్ రాణికి లాహోర్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ కూడా విందుచేశారు.

పార్లమెంటు ఉభయసభల సమావేశాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:— పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయిన అనంతరం కొద్ది నిమిషాలతరువాత ఒకఅరగంట వరకు రెండుసభలు విడివిడిగా సమావేశమైనాయి. లోక్‌సభలో కొత్త సభ్యుడు శ్రీ రాజేంద్ర ప్రతాప్‌సింగ్ ప్రమాణ స్వీకారం జరిగింది. శ్రీ సింగుకు పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి శ్రీ సత్యనారాయణ సిన్హా సభవారికి పరిచయం చేశారు.

కొత్త సభ్యులను పరిచయం చేయాలని స్పీకర్ సూచన అనంతరం ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

ప్రెసిడెంట్ ప్రసంగంపై చర్చ

ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:— ప్రెసిడెంట్ ప్రసంగంపై మూడు రోజులపాటు చర్చ లోక్‌సభలో ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమవుతుంది. గురు, శుక్ర వారాలలో రాజ్యసభ చర్చను ముగిస్తుంది.

రాజ్యసభలో డా. సహార్‌రంజన్‌రాయ్ చర్చను ప్రారంభిస్తారు.

భారతదేశములో ఎక్కువగా అమ్ముడవుతున్న జ్యోతి బోర్‌హోల్ టర్బైన్ పంపులు

"ఆహారధాన్యోత్పత్తి ఎక్కువ పండించండి" అనే వంపో ననుసరించి దేశమంతటా ప్రతి చోట గొట్టపు బావులు త్రవ్వబడుతున్నాయి. ఈ గొట్టపు బావుల నుండి నీటిని పైకి తెచ్చుటకు బోర్‌హోల్ టర్బైన్ పంపులు కావాలి. వాటిని చేయుటలో జ్యోతి కంపెనీ వారు కృతార్థులు ఐనారు. జ్యోతి కంపెనీ వారి పంపులు 4,000 పైగా గొట్టపు బావులకు అమర్చబడి చుట్టుప్రక్కల భూమిని సాగు చేయుటకు వీలుగా చేస్తున్నాయి.

● ఎలక్ట్రిక్ మోటారుమీద లేక డీజిలుమీద పనిచేయును. 4" నుండి 24" వరకు కొలతలు గల బావులకు సరిపోయే సైజులు. పనిచేయు సామర్థ్యము: గంటకు 4,00,000 గాలనుల వరకు నీటిని తోడును. 300 అడుగుల వరకు భూమిలోనికి దిగును.

Quality is our Creed

జ్యోతి లి. బరోడా-3

ఆఫీసు: 69-సి, రాష్ట్రపతి రోడ్, కింగ్స్‌వే, సికింద్రాబాద్-దక్కన్.

అంబికా జవ్వాజి బత్తి.
ఎల్లప్పుడు కస్తూరీజవ్వాజి సెంటు. మనోహరం సెంటు. వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రాడక్ట్సు (రిజిష్టర్డు) ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

ఉబ్బసము రొమ్ముపడిశము జలుబు అరికట్టు విధము
ఊపిరి తిగదీయుట, దగ్గు, శ్లేష్మము, గొంతు నొప్పి, ఉబ్బసము, రొమ్ము పడిశము, జలుబు మరియు శ్వాసకోశము మొదలగు వ్యాధులతో బాధ పడు నేంకొలది రోగులు యిక వీటికి భయపడనవసరములేదు. అమెరికా దేశపు ఆధునిక వైద్యముతో శాస్త్రోక్తముగా తయారైన ఈమందు, గొంతు, ముక్కు మొదలగు భాగములందు రక్తము ద్వారా వ్యాపించి శ్లేష్మమును హరించును. వీని మొదటే ఊపిరి బాగుగానడచును. దగ్గు శ్లేష్మము తగ్గి శరీరతతరి చిరించగలదు. పూర్తిగా తృప్తి యివ్వబడు గ్యారంటీ యివ్వబడిన మెండకో (MENDACO)ను మీ కెమిస్టువద్ద కొనండి.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

ఆంధ్ర జిల్లాలలో మోటార్‌బండ్లు అమ్మటానికి (టావెలింగు సేల్సు అసిస్టెంటుల ఉద్యోగములకు దరఖాస్తులు కోరబడుతున్నవి. వయస్సు, అర్హతలు, అనుభవము, కావలసిన జీతము తెలుపుతూ దరఖాస్తులు దిగువ అడ్రెసుకు పంపండి. బాక్సు నం. 209 ఎం. కేరాఫ్ ఆంధ్ర ప్రభ, మద్రాసు — 2.

కావలెను

వాల్తేరు నుంచి 20 మైళ్ళు దూరంలో గుట్ట వేయడం, త్రవ్వడం మొదలైన మట్టి పనికి కనీసము 200 మంది కూలీలు కలిగి వున్న లేబర్ కంట్రాక్టర్లు కావలెను. వివరములకు పి. బి. నం. 551, జి. పి. ఒ. కలకత్తా—1

ప్రకటన

“మా తల్లి గారైన ఆత్యం సుబ్బమ్మ గార్కి మతి స్థిరం లేదు గనుక ఆవిడకి ఎవరునూ ఏ విధమైన అప్పులు యివ్వవద్దు. అట్టి అప్పులకు గాని, ఏవిధమైన లావా దేవీలకుగాని నేను బాధ్యుడను కాను”.

(సం.) ఆత్యం సీలాచలం, వడలి, తణుకు తా. ప. గో. జిల్లా.

బహిరంగ వేలము

మండపేట మునిసిపాలిటి

1961—62 సం. రం. నకు మండపేట మునిసిపాలిటీలోని (1)కార్టు బస్సుస్టాండు (2) జంతువధ శాలలో డి. 4—3—61 వ తేదీ శనివారం (అవసరమైన తరువాత రోజులున్ను) పగలు 2 గంటలలాగాయతు మునిసిపల్ కమీషనరు వారిచేగాని లేదా వారివల్ల అనుమతి పొందిన వారిచేగానీ బహిరంగముగా వేలము వేయబడును. వేలము షరతులు, వివరములను మునిసిపల్ ఆఫీసునుండి తెలుసుకొన వచ్చును.

(సం.) బి. దేవపాలన. కమీషనరు.

వేలం నోటీసు

గణపవరం పంచాయతి

1961—62 సం.నకు గణపవరం పంచాయతీలోని 1.వారపు సంత, 2. దినసరిమార్కెట్టు 3. బండ్ల స్టాండు, 4. గొర్రెలు మేకల వధ శాలలో సుంకములు వసూలు చేసుకునే హక్కు డి. 25—2—61 తేదీన ఉదయం 12 గం.లకు ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారిచే పంచాయితీ ఆఫీసు వద్ద బహిరంగముగా వేలము వేయబడును. కావ పాటంలో పాల్గొనదలచినవారు పదరు ధరావత్తు చెల్లించి పాల్గొనవలెను. వేలం షరతులు, ఇతర వివరములు పంచాయితీ ఆఫీసు పనిచేయు వేళలందు తెలుసుకొనవచ్చును.

(సం.) యం. రామలింగరాజు, ఎగ్జిక్యూటివు ఆఫీసరు,

ప్రకటన

ఒంగోలు మునిసిపాలిటి

యీదిగువ కనపరచిన గుత్తలను 1960—61 సం. లో ఫీజు వసూలుచేయు హక్కు వేలము మునిసిపల్ ఆఫీసులో 22—2—61 తేది ఉదయం 11 గంటలనుండి 25—2—61 తేదీవరకు ఎగ్జిక్యూటివ్ ఆథారిటీవారిచే బహిరంగముగా వేలము వేయబడును. తదితర విషయములను ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

1. మునిసిపల్ కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్లు (శ్యామ ప్రసాదు టాకీసు వద్ద)
2. గడ్డి వంట చెరకు మార్కెట్టు.
3. మాంసము, చేపల,గొడ్లమాంసమువుమార్కెట్టు
4. గొడ్ల కసాయి స్థలములో ఫీజు వసూలు చేయుటకు
5. గొర్రెల కసాయి స్థలములో ఫీజు వసూలు చేయుట.
6. బండ్ల దొడ్డిలో ఫీజు వసూలు చేసుకొనుట.
7. బస్సు మరియు లారీ స్టాండులో ఫీజు వసూలు చేయుట.
8. పందిపెంట ప్రోగుచేయుహక్కు.
9. వార్డు క్యాంటెన్ షెడ్డులు
10. పందుల కసాయి స్థలము
11. పాత మునిసిపల్ ఆఫీసు రోడ్డుకు యెదురుగా నూతనముగా నిర్మింపబడిన తొమ్మిది షాపు గదులు.

ఎగ్జిక్యూటివ్ ఆథారిటీ.

శ్రీ శార్వరినామ సంవత్సర మాఘ బహుళఅమావాస్య
1961 ఫిబ్రవరి 15, బుధవారం
అమావాస్య ప. 1—40 వరకు
ధనిష్ఠ రా. 7—18 వరకు
వర్జ్యం రా. 1—42 నుండి3—8 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 15, బుధవారం

దారుణ హత్య

అనుకున్నంతా అయింది. కాంగో మాజీ ప్రధాని లుముంబా చావు కబురు కాటంగా అధికారులు చల్లగా బయటపెట్టారు. నిర్బంధావాసంనుంచి తప్పించుకొని పారిపోయిన లుముంబాను, అతని ఇద్దరు సహచరులను ఎవరో గ్రామస్థులు చంపివేశారని వారి ప్రకటన.

ఆ గ్రామస్థులెవరో, అది యెక్కడి గ్రామమో, వారు బయటపెట్టలేదు. చచ్చినవారి శవాలను ఎచట పాతిపెట్టిందీ వెల్లడించడానికికూడా వారు నిరాకరించారు. వెల్లడిస్తే అదొక పెద్ద యాత్రాస్థలంగా మారి లేనిపోని గొడవ జరుగుతుంది గనుక వెల్లడించడానికి వీలులేదట!

లుముంబాను ఎవరో గ్రామస్థులు చంపారంటే లోకం నమ్మదని వారికి ముందే తెలుసు. కనుక, నమ్మితే నమ్మండి లేకపోతే లేదన్న ధోరణిలో వారి సంజాయిషీ నడిచింది. ఈ జరిగిన ఘటనకు విచారం వెలిబుచ్చవలసిన పనికూడా వారు పెట్టుకోదలచలేదు. లుముంబాకు తగిన శాస్తి జరిగిందన్న తృప్తియే వారి మాటలలో వ్యక్తమయింది.

లుముంబా ఎన్నో ఘాతుక కృత్యాలు చేశాడని వారి ఆరోపణ. ఘాతుకకృత్యాలు చేసేవాళ్ళే ఎదుటివాళ్ళు ఘాతుక కృత్యాలు చేశారంటే దానికి విలువ యేముంటుంది? లుముంబా చేసిన ఘాతుకకృత్యాలను గురించి సక్రమమైన విచారణ జరిగిఉంటే, అందలి సత్యాసత్యాలు లోకం గ్రహించగలిగి ఉండేది. దానికి భిన్నంగా జరిగిన నిరంకుశ పరిష్కారాలవల్ల ఏ ఆరోపణలూ రుజువు కానేరవు. కాటంగా అధికారులు తమ చర్యను తాము సమర్థించుకోడానికి ఎన్ని తంటాలుపడినా లోకం వారి నెంతమాత్రమూ విశ్వసించబోదు.

లుముంబా హత్యను ఎవరో గ్రామస్థులమీదికి త్రోసినంత మాత్రాన కాటంగా అధినేతయైన షోంబీ జవాబుదారీ ఈ విషయంలో తొలగిపోనేరదు. కాంగో అధ్యక్షుడు కసావుబూ, మొబుటూ సేనానుల జవాబుదారీ కూడా ఇందు ఎంతో ఉన్నదని చెప్పక తప్పదు. వీరందరి గూడుపుఠాణీ ఫలితంగానే లుముంబాకు తుదకీ దుర్మరణం ప్రాప్తించింది. కాని, ఇది ఊరక పోయేదికాదు.

చచ్చినా బ్రతికినా లుముంబా కాంగోలో ఒక ప్రబలమైనశక్తి యనడానికి సందేహంలేదు. లోగడ లుముంబాను పట్టుకొని ఖైదుచేసినంతమాత్రాన అతని అనుయాయివర్గం క్షీణగతి నొందలేదు. ఇప్పు డతనిని తుదముట్టించినందువలన అది మరింత ప్రబలమౌతుంది గాని తగ్గదు. కాంగోలో ఇదివరకే అంతర్యుద్ధం కొనసాగే పరిస్థితులు తీంద్రించుకొని ఉన్నాయి. లుముంబాహత్యతో ఇకమీద అది ఘోరరూపంలో కాంగోను కలగుండుపరచే మాట నిశ్చయం.

బెల్జియం సహాయ సంపత్తులతో షోంబీ, మొబుటూ, కసావుబూలు ఇంతకాలమూ విజృంభిస్తూ ఉండడం జరిగింది. బెల్జియంను ఈ వ్యవహారంలోంచి పూర్తిగా వైదొలగేటట్టు చెయ్యడం మిత్రరాజ్య సమితికి చేతగాలేదు. చుట్టుపట్లగల ఆఫ్రికన్ రాజ్యాల కన్నిటికీ ఇది చాల ఆగ్రహకారణమయింది. వారంతా లుముంబాపక్షాన్ని బలపరచేవారే. లుముంబా హత్యతో వారంతా ఇపుడు మండిపోతున్నారు. సోవియెట్ రష్యా సరేసరి: లుముంబాపక్షంవారికి పూర్తిగా సహాయ సంపత్తులందివ్వడంద్వారా వీరంతా ఇకమీద కాంగో వ్యవహారంలో జోక్యం కల్పించుకుంటే ఏమి కావాలి?

కాంగో వ్యవహారంలో మిత్రరాజ్యసమితి మొదటినుంచీ అవలంబించిన అసమర్థ విధానం వలనకూడా పరిస్థితులు ఇలా ముంచుకువచ్చాయని చెప్పక తప్పదు. ఇపుడు కాంగోలో అంతర్యుద్ధ ప్రమాదమే కాదు, అందు బయటి రాజ్యా లనేకం ఇకమీద కల్పించుకోడంద్వారా ప్రపంచయుద్ధ ప్రమాదమే విరుచుకొని పడేటట్లున్నది. ఈ మహా విపత్తును నివారించాలంటే, సర్వసమర్థమైన విధానాన్ని ఇకమీద సమితి అవలంబించవలసి ఉంటుంది.

రష్యా అమెరికాల మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధంలో అంతర్భాగంగా ఈ సమస్యను పరిష్కరించాలంటేమాత్రం అది కుదరదు. ప్రచ్ఛన్నయుద్ధ ధోరణిలో కాంగో సమస్యా పరిష్కారానికి పూనుకోడం ప్రపంచ యుద్ధాన్ని సన్నిహితపరచుకోడమే అవుతుంది. కనుక, అపాయకరమైన ఆ పంథా విడనాడి. మిత్రరాజ్యసమితిలోని అన్నివర్గాలవారినీ కూడగట్టుకొని రావడంద్వారా సర్వసమ్మతమైన పరిష్కారోపాయం అన్వేషించడం అవసరం. కాంగోను ఇపుడు ఉద్ధరించగలిగేది ప్రచ్ఛన్నయుద్ధ సంఘర్షణలతో సతమతమయ్యే సమితి కాదు: లోకకళ్యాణమపేక్షించి ప్రచ్ఛన్న యుద్ధ ప్రవృత్తి కతీతంగా సామరస్యంతో వ్యవహరించగల సమితి.

సవ్యమైన ఈ పరిష్కారానికి అనుకూల పరిస్థితులను మొదట కల్పించుకోడం అవసరం. లుముంబా హత్యనుగురించి సమగ్ర విచారణ జరిగి అపరాధులను దండించడం సైతం జరిగే పర్యంతం కాంగో సమస్య పరిష్కారానికిరాదు. కలుషితమై ఉన్న కాంగో రాజకీయ వాతావరణాన్ని చక్కజేయడానికి ఇది ఒక్కటే మార్గం. మిత్ర రాజ్యసమితి ఈ కర్తవ్యం నిర్వహించ గలదా?

తెలంగాణా ప్రాంత అభివృద్ధికై ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధాసక్తులు

ఆరోపణలను ఖండిస్తూ ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డిచే శ్వేతపత్రం ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 14:—

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతాన్ని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయలేదని, పైగా దాని అభివృద్ధికి, ప్రత్యేక శ్రద్ధాసక్తులతో పాటుబడినదని, పేర్కొంటూ నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రకటించినది.

ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి, నేడిచ్చట రాష్ట్ర సచివాలయ భవనంలో పత్రికా విలేఖరుల సమావేశంలో, ఈ శ్వేతపత్రాన్ని ప్రకటించారు. శ్రీ రంగారెడ్డి, తెలంగాణ ప్రాంతీయమండలికి నాయకులు కూడా.

తెలంగాణా ప్రాంతీయ సంఘ అధ్యక్షుడు శ్రీ కె. అచ్యుతరెడ్డి, ఆమధ్య ఒక ప్రకటనచేస్తూ, ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని పేర్కొన్న విషయం ఆంధ్రప్రభ పాఠకులకు విదితమే. ఆయన కావించిన ఆరోపణలను పురస్కరించుకొని, నేడు ఉపముఖ్యమంత్రి శ్రీ రంగారెడ్డి ఈ శ్వేతపత్రాన్ని ప్రకటించారు.

గత నాలుగు సంవత్సరాలుగా, ఆంధ్ర, తెలంగాణ ప్రజల దృక్పథంలో చెప్పుకోతగినమార్పు వచ్చినదని, ప్రజలు ఒకరినొకరు ప్రేమాభిమానాలతో చూచుకొంటున్నారని, ఈ ఆనందదాయకమైన భావసమైక్యత యికముందుకూడా యిలాగే కొనసాగి మరింత అభివృద్ధి కాగలదని శ్వేతపత్రంలో పేర్కొనబడింది.

తెలంగాణప్రాంత అభివృద్ధికై కేటాయించిన 2.1 కోట్లధనం, ప్రణాళికాధనంలో అదనపు సొమ్ము 9.2 కోట్లు, ఖర్చుచేయబడకుండా మిగిలిపోవడంనిజమేనని, కాని,యిది ఎంతమాత్రం బుద్ధిపూర్వకంగా జరిగినట్టిదికాదని, ప్రభుత్వం తన శ్వేతపత్రంలో పేర్కొన్నది. వినియోగింపబడకుండా ఈ ధనం మిగిలిపోవడానికి, అనివార్యమైన పరిస్థితులే కారణమని, అంతకుతప్ప, దీనిని ఖర్చుచేయకుండా అట్టేపెట్టాలని ఎవరూ ప్రయత్నంచేయలేదని శ్వేతపత్రం వివరించింది.

ఆమోదింపబడిన పథకాలను అమలు జరపడానికి తగినంత ఫండ్ వున్నందువల్లనే, ఈ ధనం వినియోగించకపోవడానికి కారణం. ఆ యా శాఖలు, పథకాలను అమలుజరపడానికి డబ్బు కలిగివుండగా, వేరేధనం ఖర్చుచేయడమంటే అర్థం ధనాన్ని దుబారాచేయడమే కాగలదు. ఇది తెలంగాణాకు క్షేమకరం కాదు. కనుక అలాగ చేయలేదు. ఆమోదించిన పథకమేదీ, ద్రవ్యాభావంవల్ల ఆగిపోలేదు. అని శ్వేతపత్రం స్పష్టపరిచింది.

తెలంగాణ ప్రాంతీయులకు కేటాయించిన ఉద్యోగాలను ఇవ్వడంలోసైతం తెలంగాణావాసుల పట్ల నిర్లక్ష్యం చూపబడినదన్న ఆరోపణ కేవలం అబద్ధమని, శ్వేతపత్రం వాటిని త్రోసిపుచ్చింది. తెలంగాణ ప్రాంతంలో అర్హులైన వ్యక్తులు లభించనప్పుడుమాత్రమే ఇతర ప్రాంతీయులను, ఆఉద్యోగాలలో నియమించామని, అదైనా తాత్కాలికపద్ధతిమీదనే అని, తెలంగాణ ప్రాంతంనుంచి, అర్హులు లభించిన వెంటనే వారిని తొలగించి, ఆపదవులలో తెలంగాణావారినే నియమించడం జరుగుతున్నదని, శ్వేతపత్రం పేర్కొన్నది.

ప్రభుత్వ శాఖలలో సీనియర్ ఉద్యోగాలన్నీ తెలంగాణేతర ప్రాంతీయులకే చెందుతున్నవనే ఆరోపణ కేవలం నిరాధారమైనదని, సచివాలయంలోవున్న 48 సీనియర్ ఆఫీసర్లలో 28 గురు తెలంగాణా ప్రాంతంవారని, 20 మంది మాత్రమే ఆంధ్రప్రాంతంవారని శ్వేతపత్రం స్పష్టీకరించింది.

తెలంగాణా పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ ప్రాంతీయ సంఘానికి తెలియచేయడానికి, లేదా, తమకు తెలిసిన భోగట్టాను ఎరుకపరచడానికి, ఉద్యోగులు ఎన్నడూ నిరాకరించలేదని, ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగులు, తెలంగాణ ప్రాంతీయ సంఘంపట్ల సౌదాస్యభావం వహించారని సంఘాధ్యక్షుడు కావించిన ఆరోపణలో నిజం ఎంతమాత్రంలేదని, ప్రభుత్వ శ్వేతపత్రంలో పేర్కొనబడింది.

తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షునికి, ముఖ్యమంత్రికి 1960 మే 26వ తేదీన కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం, ఉద్యోగులు తమ మంత్రుల అనుమతిని తీసికొని, ప్రాంతీయ కమిటీ ఎదుట హాజరై సమాచారాన్ని తెలియచేయడం నిరభ్యంతరకరమైనదేకాక, ఆత్యవసరమైనదికూడా.

ప్రాంతీయ కమిటీకి, ఇలాంటి సదుపాయాలన్నింటిని ప్రభుత్వం కలిగించింది. కమిటీ కోరినప్పుడల్లా సీనియర్ ఆఫీసర్లు, దానిఎదుట హాజరై, అవసరమైన సమాచారాన్ని అందచేస్తూనే వున్నారు. అయితేమంత్రుల అనుమతిని ఉద్యోగులు తీసుకొనడంలో కొంత ఆలస్యం జరిగితే జరుగుగాక. అంతకుతప్ప, ప్రాంతీయకమిటీకి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

ప్రాంతీయ కమిటీ 290 పేజీల బృహత్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగలిగినదంటే, ఉద్యోగులు, దానితో ఎలాగ సహకరించారో,ఆ నివేదికయే చెప్పక చెబుతున్నది. నిజం చెప్పాలంటే, ఈసీనియర్ఉద్యోగులు, అసెంబ్లీకిసంబంధించిన తమ పనులు చేయడంలోకంటే, ఎక్కువకాలాన్ని ప్రాంతీయ కమిటీకి వినియోగించారు.

ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు పేర్కొన్నట్లుగా తెలంగాణ ప్రాంతానికై కేటాయించిన 2.1 కోట్లు మిగిలిపోయినమాట నిజమేనని, కాని ఆమొత్తం రానున్న సంవత్సరాలలో తెలంగాణాకై వినియోగింపబడగలదని ప్రభుత్వం యిచ్చిన ఈ వాగ్దానానికి తాను సంతృప్తి చెందుతున్నానని శ్రీ రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని, ఆంధ్రప్రాంతానికై ప్రభుత్వం వినియోగించిన దన్నమాట సర్వాబద్ధమని ఆయన ఖండించారు.

ప్రభుత్వానికి బ్యాంక్‌లో ఒకపద్దు మాత్రమే కలదని, ఆంధ్ర, తెలంగాణాలకు వేర్వేరుపద్దులు లేవని ఆయన తెలియజేశారు. తెలంగాణప్రాంత ఆదాయ వ్యయాలకై వేరే ఇంకొక పద్దును ప్రారంభించాలని, తెలంగాణ ప్రాంతీయ సంఘం ఒకప్పుడు కోరినదని, కాని రాజ్యాంగచట్టం ప్రకారం, రాష్ట్రప్రభుత్వాలు బ్యాంకులలో ఒక్కపద్దు మాత్రమే కలిగివుంటాయని, అంతకంటే హెచ్చువుండకూడదని ఆయన తేటపరిచారు.

ఆంధ్రప్రాంతంలో మిగులుధనం లేకపోగా, తెలంగాణలో మిగులుధనం ఎలావున్నదని విలేఖరులు ప్రశ్నించగా, ఆంధ్రప్రాంతంలో మద్యనిషేధచట్టం అమలులో వున్నదని, తెలంగాణాలో మద్యంవల్ల రాబడి వస్తున్నదని, అంతేకాక ఆంధ్ర

[మిగతా 3 వ పేజీలో]

ఆముదాలవలసలో ముఖ్యమంత్రి శ్రీసంజీవయ్య

శ్రీకాకుళం, ఫిబ్రవరి 13:— ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య ఆముదాలవలస సహకార పంచదార మిల్లులో ఒక యింజిన్‌ను దింపే కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. బహిరంగ సభకు మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు అధ్యక్షత వహించారు.

లోకసభ సభ్యులు పంచదారమిల్లు చైర్మన్ శ్రీ బి. రాజగోపాలరావు స్వాగతం చెప్పారు. జూట్‌మిల్లు నెలకొల్పడానికీ, పన్నెండువేల మరమగ్గాలు గల టెక్స్‌టైల్‌మిల్లు ప్రారంభించడానికీ ప్రభుత్వంఅనుమతియివ్వాలనికోరారు.

మంత్రులిద్దరు సమాధానమిస్తూ, అసలు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలలో వెనకపడి ఉన్నదనీ, కాని యిప్పుడిప్పుడే ప్రభుత్వం పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించి పని చేస్తున్నదనీ, త్వరలోనే విశాఖలో ఎరువుల ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ రాగలవనీ అన్నారు. శ్రీ రాజగోపాలరావు గారి కృషిని కొనియాడారు.

మిల్లు జనరల్ మేనేజరు శ్రీ ఎస్. రాజారావు, ఫ్రెంచి, పంజాబీ యింజినీర్లు మంత్రులకు ఫ్యాక్టరీ చూపించారు.

డైరెక్టరు శ్రీ పి. ఎస్. నారాయణ వందన సమర్పణ చెప్పారు.

మంత్రుల గౌరవార్థం పాలకవర్గం తరఫున శ్రీ రాజగోపాలరావు విందుచేశారు.

రష్యా కొత్తరాకెట్

(3 వ పేజీ తరువాయి)

యంత్రపట్లగాని” (శక్తి అగ్నిపట్లు కాదనీ, వీటన్నిటి విషయమై కృషి జరుగుతున్నదనీ మరొక శాస్త్రజ్ఞుడు తెలియజేశారు.

శుక్రగ్రహం భూమినుంచి రెండుకోట్ల మైళ్ళ, 16 కోట్ల మైళ్ళకక్ష్యలో పరిభ్రమిస్తూ వుంటుంది. దానిని మేఘాలు కప్పి వుంటవి.

రోమన్ ప్రేమ దేవత పేరును దీనికి పెట్టారు. ఈ గ్రహం ఉపరితలం ఎలా వుంటుందో తెలుసుకోవాలని శాస్త్రజ్ఞులు చేసిన అన్వేషణలు ఇంతవరకు విఫలమైనవి.

ఈ గోళం రహస్యాలు తెలుసుకొనడంవల్ల శాస్త్రజ్ఞులు చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఎందువల్లనంటే—మానవులు అక్కడ జీవించవచ్చునని ఈ గోళం కొంతవరకుభూమినిపోలివుంటుందని వీరి నమ్మకం.

ఈ గోళం భూమికంటె కొద్దిగా చిన్నది. దీని వ్యాసరేఖ 7,700 మైళ్ళు.

సగటున 6 కోట్ల 70 లక్షల మైళ్ళదూరాన 225 రోజులలో సూర్యుని చుట్టూ ఇది తిరిగి వస్తూ వుంటుంది.

సూర్య కిరణాలు చాలా తీవ్రంగా ప్రసరిస్తూ వుండడంవల్ల ఈ శుక్రగహాంధగధగామెరుస్తూ వుంటుంది. సూర్య కిరణాలు ఈ గోళంపైన భూమిపైనకంటె రెట్టింపు ఎక్కువగా పడుతవి.

ఈ గోళపు వాతావరణంలో ముఖ్యంగా బొగ్గుపులుసు వాయువున్నట్లుకనుపిస్తున్నది. ఇందులో ప్రాణవాయువుగాని, నీటి ఆవిరికాని లేదని కొంతకాలంవరకు శాస్త్రజ్ఞులు భావిస్తూ వుండేవారు.

కానీ, 1959 లో సుమారు లక్ష అడుగుల ఎత్తుకు దూరదర్శినిని ఒకదానిని పంపి చూడగా శుక్రగహ వాతావరణంలో ప్రాణవాయువు, నీటి ఆవిరి స్వల్పంగా వున్నట్లు తేలిందని అమెరికాశాస్త్రజ్ఞులు తెలియజేశారు.

ఈగోళపు ఉపరితలం కేవలం ఎడారితప్ప మరేమీ! కాదని ఇంతకు పూర్వం భావించేవారు. కాని అక్కడ ఋతువు లున్నట్లు తాజా పరిశోధన సూచిస్తున్నవి.

శుక్రగ్రహంలో జీవరాశిఉన్నదా!

రష్యా రాకెట్ నౌక శుక్రగహాన్ని చేరినట్లయితే ఆ గ్రహాన్ని గురించిన కొన్ని రహస్యాలు వెల్లడి కాగలవు. అక్కడ జీవరాశి వున్నదా లేదా అనేది అన్నిటిలోకీ అతినిగూఢ రహస్యం. ఈ రహస్యంకూడా వెల్లడి కాగలదు.

రష్యా రాకెట్‌నౌక సంకేతాలు అమెరికా వినలేని పరిస్థితి

వాషింగ్టన్, ఫిబ్రవరి 14:— రష్యాలోని భూతల కేంద్రాలు కావాలన్నపుడు మాత్రమే సోవియట్ రాకెట్ నౌక రేడియో సంకేతలను పంపుతూ వుండడంవల్ల ఆ సంకేతాలను అమెరికా వినడానికి వీలుగాకుండా వున్నది.

జాతీయ ఆకాశ, రోదసీ యాత్రల నిర్వహణ సంస్థ ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించింది.

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం

(1 వ పేజీ తరువాయి)

భారతదేశం చేస్తున్న వాదనను ఆయన పునరుద్ఘాటించారు.

లావోస్ పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని అంతర్జాతీయ కమిషన్‌ను పునరుద్ధరించి రంగంలోకి దింపటానికి భారత ప్రభుత్వం ఇప్పటికే కృషిచేస్తూనే ఉన్నదని ప్రెసిడెంట్ వివరించారు. లావోస్‌లో సంఘర్షణలు ఇంక ఎక్కువైనా వ్యాపిస్తే ఆగ్నేయాసియాలో, ప్రపంచంలో దానివలన తీవ్ర పరిణామాలు సంభవించవచ్చునని ఆయన హెచ్చరిక చేశారు. భారతప్రభుత్వం ఆ ప్రమాదం సంభవించకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నదని ఆయన చెప్పారు.

బెల్జియం ఆయుధాల ఒత్తిడి, బెల్జియం సైనికుల ఉనికి, మిత్రరాజ్యసమితి నిర్ణయాన్ని కూడ ఉల్లంఘించి ఈ బెల్జియం సేనలు కాంగోలో కొన్ని వర్గాలకు సహాయం చేయుటం కాంగోలో అల్లరులకు ప్రధాన కారణమని డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్పష్టీకరించారు.

గోవా విషయం ప్రస్తావించి భారతదేశంలోని ఆ భాగంలో పతన మవుతున్న వలసతత్వం ఇంక కొనసాగుతూనే ఉన్నదనీ, శాంతియుతంగా ఆ భాగానికి విముక్తి కలిగించటానికి భారతదేశం కట్టుబడి ఉన్నదనీ ఆయన ప్రకటించారు.

ఆర్థిక పరిస్థితి విషయం ప్రస్తావించి ఎన్ని కష్టాలు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ, విదేశ మారకద్రవ్య నిధులు తగ్గిపోయి నప్పటికీ వ్యవసాయ పారిశ్రామిక రంగాలు చాల ఆశావహంగానే ఉన్నవని ప్రెసిడెంట్ వక్కాణించారు.

మొత్తంమీద వ్యవసాయోత్పత్తి దృష్ట్యా 1960—61 సంవత్సరం చాల మంచి వత్సరం కావచ్చునని ఆయన అన్నారు.

1960—61 లో కాయధాన్యాల ఖరీఫ్ పంట మున్నెన్నడూ లేనంత లభించినదనీ, రబీ పంట కూడ బాగా పండే సూచన లున్నవని ఆయన తెలియచేశారు.

గుజరాత్‌లోని అంకాలేశ్వరలోను, అస్సాంలోని సిబ్ సాగర్‌లోను పెట్రోలు ఉత్పత్తి (పరిశీలనార్థం) ఈ సంవత్సరం ప్రారంభం కాగలదని ఆయన చెప్పారు.

పంచాయతీ రాజ్యం 1961 పూర్తి అయ్యేలోగా అన్ని రాష్ట్రాలలోను ప్రవేశపెట్టబడగలదన్న ఆశాభావాన్ని ఆయన ప్రకటించారు.

ఈనాడు ప్రపంచం ముందున్న అతి ప్రధాన సమస్య నిరాయుధీకరణ అనీ, సమితి అసెంబ్లీ ముందు భారతదేశం ఈ విషయంపై తన ప్రతిపాదనలు చేసినదనీ, వివిధ దేశాలమధ్య వివాదాల పరిష్కారానికి యుద్ధం మార్గంకాదని విదితం చేయటమే ఈ ప్రతిపాదనల ఆశయమని ప్రెసిడెంట్ ప్రసాద్ అభిభాషించారు.

దేశీయ పరిస్థితులను గురించి చెపుతూ 1959–60లోజాతీయాదాయం రు.12.210 కోట్లు అని అంచనా వేయబడినదని, ఈఅంచనా 1952—53 ధరల ఆధారంతో వేసినదని 1955–56లో జాతీయాదాయం రు.10.920 కోట్లన్నదని ఆయన వాక్రుచ్చారు. సాంవత్సరిక పెరుగుదల ఆశించినంతగా లేదని, 1957—58 లో, 1959—60 లో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి రావటమే దీనికి కారణమని ప్రెసిడెంట్ వివరించారు.

అయితే 1960—61 సంవత్సరం పంటలు చాల బాగున్నవనీ, ఆహార ధాన్యాల నిల్వలకు ప్రభుత్వం తీసికొన్న చర్యలమూలంగా ఆహార ధాన్యాల ధరలలో ఆరోగ్యకరమైన లక్షణాలు ఇప్పటికే కనిపిస్తున్నవని డాక్టర్ ప్రసాద్ చెప్పారు.

పార్లమెంటు ఈ సమావేశంలో జరిపే కార్యక్రమాన్ని కూడ ఆయన తన ప్రసంగంలో వివరించారు.

ఉభయ సభలు భిన్నాభిప్రాయాలను తెలిపిన వరకట్న నిషేధం బిల్లును పరిశీలించటానికి రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేయబడుతుందని ప్రెసిడెంట్ ప్రకటించారు.

ఆషామాషీ

టిక్కెట్టు హీనులు....

మనం రోజూ పత్రికల్లో చూస్తూవున్నాం... రైళ్ళల్లో టిక్కెట్టులేని ప్రయాణీకులు ఎక్కువవుతున్నారని. . . దానికోసం రైల్వే అధికారులు అదనపు సిబ్బందిని నియమించి, తగురీతిగా చర్యలు తీసుకొంటున్నారని కూడా ప్రకటిస్తున్నారు. . .

ఎంత ప్రయత్నించినా ఈ ‘టిక్కెట్టు హీనుల్ని’ పూర్తిగా తగ్గించడం మాత్రం ఇంతవరకు జరగలేదు. వీళ్ళనుగురించి చమత్కరిస్తూవుంటారు. ‘ఎం. ఎస్. ఎం’ కులంలో వాళ్ళు’ అని.

చాలాకాలంగా రైలుబండిని — తమ స్వంత రెండెడ్లబండిలాగా భావించి, కావలసినప్పు డెక్కి, అక్కరలేనప్పుడు దిగి హాయిగా చక్కాపోయే అవకాశాలు అలవాటు చేసుకొన్న వాళ్ళనేకమంది వున్నారు దేశంలో. చాలామంది అంగీకరించరేమోగాని — “అలవాటు కూడా ఒకవిధమైన హక్కు”గానే పరిణమిస్తుంది కాలక్రమాన.

ముష్టికివచ్చిన వాళ్లకు జాలితలచో, జోలి చూచో — గుప్పెడు గింజలు వెయ్యడం ప్రారంభిస్తే — కొన్నాళ్లకా బిచ్చగాడి కా ఇంటిమీద కాకపోయినా — ఆ ఇంట్లో బియ్యపు డబ్బామీద అధికారం వచ్చేస్తుంది. . .

ముష్టికి అరెస్టు వారంటు

ఒకరోజు తీరికలేకో, మరోకారణం చేతనో వెయ్యడం ఆలస్యమైతే — ఆ గుప్పెడుబియ్యానికి అరెస్టు వారంటు తెచ్చిన అమీనా కొచ్చిన అధికారం వస్తుందతనికి. అంతదీమాతోనూ తలుపుబాది “ఉపాదానం”అని గట్టిగా కేకపెట్టి నుంచుంటాడు.

ఇలా చాలా విషయాల్లో అలవాట్లు హక్కులుగా మారడమనేది జరుగుతూవుంటుంది. దయతలచి అప్పుడప్పుడూ ఎవరికన్నా అప్పు ఇవ్వడం ప్రారంభిస్తే — ఇక అతనికి ‘అప్పు ఎప్పుడుపడితే అప్పుడు అడిగే హక్కు తనకున్నట్లుగా, పోజు పెడతాడు.

ఎప్పుడైనా డబ్బులేక “ఇవ్వాళ దొరకదు నాయనా!” అంటే “దొరక్కపోతే నావని ఏం కావాలి ? ఇప్పుడు క్రొత్తగా ఇంకోడి దగ్గిరికి పోనా! ఇంకోచోట చెయ్యిజాచనా!...అదంతా నాకు చేతకాదు. మీరెక్కడన్నా అప్పునాతెచ్చి నాకు అప్పు ఇవ్వవలసిందే” నంటూ మొండిపట్టు పట్టి కూర్చుంటాడు.

ఇలాగే స్నేహానికి సంబంధించిన ఘట్టాల్లో కూడా కొందరికి అనుకోని హక్కు వస్తుంది. ఒక యువతివద్దకు ఒక యువకరసికుడు రావడం, మాట్లాడటం అలవాటు చేసుకొంటా డనుకోండి..

ఆరోగ్యం లేనప్పుడే అవసరం

కొన్నాళ్ల కాయన దృష్టి ఆమె కనిపెట్టి ఇక తప్పించుకోవడం మంచిదని “అయ్యా! రేపటినుంచీ రాకండి, నాకు తీరుబడిలేదు, పైగా ఆరోగ్యంకూడా సరిగ్గాలేదు” అంటుందనుకోండి...

అంతటితో అలవాటు మార్చుకోలేడు. . . ఆంతవరకూ సంక్రమించిన హక్కూ వదులుకోలేడు.

“ఆరోగ్యం బాగాలేదా! అప్పుడే ఎక్కువ మాట్లువచ్చి పరామర్శించాలి నావంటివాళ్ళు. అసలు మీ అనారోగ్య మేమిటి ? దానికి నేను అనువైనమందు తెస్తాను. . . అనుపానాలు చెపుతాను. . . ఉపాయాలు నాకెక్కువ తెలుసు’ —అంటూ ప్రారంభిస్తాడు.

“ఏ వుపాయంవద్దు... నా కాపరం సరిగ్గా నడవనిస్తే చాలు” అని ఆవిడ మనస్సులో అనుకొని,

“మీకంత శ్రమదేనికిలెండి. . . కొంతకాలం రాకండి. . .మీతో మాట్లాడే అవకాశం వుండదు” అంటుందామె.

“మాటలెందుకు! మౌనంలో ఎంతో విజ్ఞానం వుంది. . . అలాచూస్తూ కూర్చుంటాను. నాకేమైనా ‘ఐడియాస్’ వస్తే కాగితం మీద వ్రాసి వుంచుతాను. మీరు మౌనం వదిలిన తర్వాత. . . సమాధానాలు చెపుదురుగాని”—అంటాడుగాని ఆవిణ్ణివదిలిపోడు. . . గాలిపోసుకోనివ్వడు. . . ఇవన్నీ అలవాటుచొప్పున వచ్చే హక్కులే. . .

ఇంతకూ చెప్పవచ్చిం దేమంటే — అలవాటుచొప్పున రైళ్ళలో సునాయాసంగా ప్రయాణం చేసేవాణ్ణి ఒక్కసారిగా ఆగిపొమ్మంటే వాళ్లకెంతో కష్టంగా వుంటుంది.

“మాకు రైళ్లెక్కళ్లు” అన్నాడొక బిచ్చగాడొకసారి. ఆమాటఏంటే జాలివేసింది కూడా చాలామందికి.

బందరు—బెజవాడ రైళ్లో — గుడ్డివాడు, ఏదో స్టేషనులో ఎక్కి —

. . .“వస్తావు వితరీ! —
పోతావు వితరీ. . .
బ్రహ్మంగారంటూ —

—అనేపాట వినిపించకపోతే ఏదో లోపంగానే వుంటుంది. లోపం కాకపోయినా ఏదో మార్పు వచ్చినట్లే వుంటుంది. అతణ్ణి కదిపితే చెపుతాడు “రైళ్లల్లో తనకున్న పాతికేళ్ల సర్వీసు”మాగూర్చి. . .

గుడ్డినాగన్న వెళ్లలా ఇంకా

ఎప్పుడైనా వూళ్లోనుంచి — రైలు అందుతుందో లేదోనని పరుగెత్తుతున్నపుడు—త్రోవలో ఆ గుడ్డి బిచ్చగాడు కనిపిస్తే—పరుగెత్తేవాళ్ళు ఆగి—

“ఫర్వాలా! ఇంకా టైంవుంది — గుడ్డి నాగన్న ఇక్కడే వున్నాడు” అనుకొనేవాళ్లం. . .

ఈ బిచ్చగాళ్లకూ రైళ్లకూ అలాటి అవినాభావ సంబంధంవుంది. అయితేమాత్రమేం, వాళ్ళు టిక్కెట్టులేని ప్రయాణీకులు.

సరే, రైళ్వేల విషయం వదిలివేద్దాం. . . . సాంఘిక జీవనంలో ‘టిక్కెట్టుహీనులు’ ఎంతమంది వున్నారో — గమనించే దెవరు ? గణితం వేసే దెవరు ?. . .

ఎంతమందో అర్హతలేకుండా, అవసరం లేకుండా, అనేక పదవుల్లో. . . ప్రవేశించి, ఏదో ఘనకార్యం నెరవేరుస్తున్నట్లు ప్రవరిస్తూవుంటారు.

“కాంగ్రెసు టిక్కెట్టుమీద కొంతమంది పదవుల్లో ప్రవేశించి పరిపాలిస్తూంటే —కొంతమంది ‘టిక్కెట్టులెస్’ ట్రావెలర్లు ‘కాంగ్రెసు బండిలో ఇష్టమొచ్చినట్లు ఎక్కి దిగుతూవుంటారు. . . ‘ముష్టి’ పాటలు పాడుతూవుంటారు.

కాంగ్రెసుబండిలో ఎక్కి.....

వీరిని ‘చెక్కు’చేసే అధికారం, అవసరం ఎవరికీ వుండదు. . . ఎందువల్లనంటే వీరు ఎవరికీ అందరు. . . గేటులోనుంచివెళ్లి రైలెక్కరు. . . ‘ఫెన్సుదూకి’ పట్టాలుదాటివచ్చి బండిలో కూర్చుంటూవుంటారు. టిక్కెట్టు వున్నవాళ్ల పేర్లు చెప్పుకొని, వారి కీర్తిని తాము అనవసరంగా కప్పుకొని ప్రయాణాలు చేస్తూవుంటారు.

ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెసులో పవిత్రతనూ, ప్రతిభనూ గుర్తించి ప్రవర్తించే అవసరం రాబోతోంది. . . కనుక కాంగ్రెసు బండిలోనుంచి ‘ఈ టిక్కెట్టు హీనుల్ని’ ప్రయాణించకుండా దింపివేయవలసిన అవసరం ఎంతైనా వుంది.

ఈ విషయంలో కాంగ్రెసు అధిష్ఠానవర్గం ఎంతో కృషిచేయబోతున్నట్లు తెలుస్తోంది. అర్హతగలవాళ్లనే ఎన్నికలలో నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంలో పాతబిచ్చగాళ్లను —టిక్కెట్టులేని శీఘ్రప్రయాణీకుల్ని కొంచెం దింపి దూరంగా నిలబెడితే — కాంగ్రెసు బండి కొంచెం సాఫీగా నడుస్తుంది. . .

గర్వంతో కూత వేస్తుంది

ఇంజను గర్వంతో కూతవేస్తుంది. గార్డు గంభీరంగా ఈలవేస్తాడు. ప్రజానీకం రైలువంక చూచి కేలుమోడుస్తారు.

అయితే, కాంగ్రెసుబండిలో ఎక్కాలంటే టిక్కెట్టు ఏమిటి అనేది ప్రశ్నించవచ్చు. ఇదివరలో ‘పావలా’ ఖరీదుతో టిక్కెట్టు కొనుక్కొనేవారు. ఇలాటివారి సంఖ్య అధికంగావుండేది.

ప్రాణాల్ని నాణాలుగా ఎగరవేసి....

ఆటుపైన చాలామంది, తమ సర్వసంపదనీ ధారపోసి టిక్కెట్టు కొనుక్కొన్నారు. కొందరు సర్వసుఖాల్ని గుమ్మరించి టిక్కెట్టు కొనుక్కొన్నారు. మరికొందరు ప్రాణాన్ని నాణంగామార్చి గిరాటువేసి టిక్కెట్టుఖరీదు చెల్లిస్తారు. . .

ఆటువంటి త్యాగమూర్తులలో నిండిపోయిన బండిలో అనేకమంది ఎక్కి కూర్చోవడమేకాకుండా —ముందువారికి విశ్రాంతి శాంతి లేకుండా చేస్తూవచ్చారు.

ఇప్పుడింకా అన్యాయంగావుండవచ్చు కాంగ్రెసు పరిస్థితి. ‘పరువులపెట్టె’లో ఎక్కి కూర్చుందామనుకొనేవారేగాని, దానికి అవసరమైన పణం చెల్లిద్దామనేవారులేరు. ఇలాటివారిని దించే చెకింగ్ కలెక్టరు చాలామంది కావాలి. . . అనర్హులైన కాంగ్రెసువారికి టిక్కెట్లు అందించే బుకింగ్ క్లర్కులూ కావాలి. . .

ఆగి సాగితే మంచిది

గాంధీజీ లెక్కప్రకారం. . . కాంగ్రెసు టిక్కెట్టు — త్యాగంతో, సేవతో, ధర్మంతో, సమతతో, మమతతో, స్వార్థత్యాగంతో వెలకట్టబడింది. . .

అలా ఇచ్చికొనే వాళ్లెంతమందో లెక్కతేల్చుకోవడం కూడా మంచిదే. ఈ చెక్కింగ్ దాకా రైలు కొంచెం ఆగి సాగితే మంచిది.

—నావూరు



ఎక్కడపడితే అక్కడ టిక్కెట్టులేని ప్రయాణీకులు...

జబల్పూర్‌లో మొత్తం 1250 అరెస్టులు

ప్రశాంత పరిస్థితులు

భోపాల్, ఫిబ్రవరి 14:— జబల్పూరు తదితర నగరాలలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నవని అధికార ప్రకటన పేర్కొన్నది. అయితే ముందు జాగ్రత్తల కోసం, కర్ఫ్యూ జబల్పూర్‌లో అలాగే వున్నది. రీవాలో మరొక వారం 144 వ సెక్షన్ అమలులో వుంటుంది. ఇంతవరకు అరెస్టు అయిన వారి సంఖ్య మొత్తం 1250.

వారణాసిలో శివరాత్రి యాత్రికులు

2 లక్షలమంది

వారణాసి, ఫిబ్రవరి 14:— మహా శివరాత్రినాడు యిక్కడ కాశీ విశ్వనాథ దేవాలయాన్ని రెండు లక్షమంది యాత్రికులు సందర్శించారు.

ఇంజనీరింగ్ పరిశ్రమలో ఎగుమతులు

కలకత్తా, ఫిబ్రవరి 14:— ఇంజనీరింగ్ పరిశ్రమ, అనుకొన్నదానికంటే ఎక్కువ విలువగల వస్తువులను ఎగుమతి చేసినదని ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్‌బోర్డు అధ్యక్షులు శ్రీ భట్టాచార్య అన్నారు. 1960 లో 888 లక్షల రూపాయల విలువగల వస్తువులు ఎగుమతి అయాయి. 1959 లో ఈ ఎగుమతుల విలువ 610 లక్ష.ల రూపాయలు.

హైదరాబాద్ ఆకాశవీధిలో రష్యన్ స్పుత్నిక్

హైదరాబాద్, ఫిబ్రవరి 14:— సోవియట్ యూనియన్ రోదసిలోనికి ప్రయోగించిన స్పుత్నిక్ నిన్న యిక్కడ కనిపించింది. ఇది ఒక నక్షత్రాకారంలో తెల్లని కాంతులను విరజిమ్ముతూ నైరుతి దిశనుంచి, వాయువ్యదిశగా పయనిస్తున్నదని మెట్రొలాజికల్ కార్యాలయోద్యోగులు అన్నారు. ఈపరిశీలనను నైజామియా అబ్జర్వేటరీ, హాకీంపేట వేధశాలల నిపుణులు ధ్రువపరిచారు.

నిన్నరాత్రి ఏడుగంటలకు రష్యన్ స్పుత్నిక్ గగనమార్గంలో పొడసూపగానే వేలాది ప్రజలు దానిని చూచారు. ఇది 15 నిముషాలసేపు కనిపించి, మెరుపువలె మాయమైనది.

మద్రాసులో ఈనెల 9 వ తేదీనుంచి ఇది కనిపిస్తూనే వున్నది. నిన్న యిది 10 నిముషాలసేపు కనిపించి అదృశ్యమైంది.

ఆంధ్రాయూనివర్సిటీ పరీక్షా ఫలితాలు

వాల్తేరు, ఫిబ్రవరి 13:— 1961 ఫిబ్రవరిలో ఆంధ్ర యూనివర్సిటీ జరిపిన శిశు ఆరోగ్య డిప్లొమా పరీక్షలో క్రింది రిజిష్టరు నెంబర్ల విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. 772, 773.

విజయవాడలో శ్రీరామకోటిమహోత్సవాలు

ఫిబ్రవరి 15 బుధవారం కార్యక్రమం

విజయవాడ, ఫిబ్రవరి 14:— ఉ. 7—30 భాషోపన్యాసం: శ్రీ చిపుకుల వెంకట రమణశాస్త్రి, 9—30 రుక్మిణి కల్యాణోత్సవం, మ. 12—30 భజన: మహిళా సమాజం, 2—00 హరికథ: శ్రీ పోలంరాజు సీతారామయ్య, సా. 4—00 ఉపన్యాసం: శ్రీ వల్లూరి చంద్రమౌళిశాస్త్రి, 5—15 ఉపన్యాసం: శ్రీ డి. వి. కృష్ణయ్య, 6—30 ఉపన్యాసం: శ్రీ పాత సుబ్రహ్మణ్యదయులు, రా. 8—00 ఉపన్యాసం: శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్యదీక్షితులు, 9—30 'రామదాసు' హరికథ: శ్రీ కూచిబొట్ల కోటేశ్వరరావు.

అంగారక గ్రహానికి త్వరలో రష్యా రాకెట్?

—:x:—

ప్రయోగం జరిగే సూచన

—:x:—

శుక్రగ్రహంవైపు సోవియెట్ రాకెట్ నౌక అనుకున్న రీతిని పురోగమనం

(ఆంధ్రపత్రిక ప్రత్యేకం) మాస్కో, ఫిబ్రవరి 13:— శుక్రగ్రహంవైపు శీఘ్రగతిని పురోగమిస్తున్న సోవియెట్ రాకెట్ నౌక మాస్కో కాలంప్రకారం పన్నెండు గంటలకు భూమినుంచి 4,88,900 కిలోమీటర్ల (సుమారు 2,93,340 మైళ్లు) దూరాన వున్నదని సోవియెట్ వార్తాసంస్థ టాస్ నేటిరాత్రి ప్రకటించింది.

ముప్పావుటన్ను బరువున్న తమ రాకెట్ నౌక అంతర్గ్రహ ప్రదేశపు చీకటిగుండా దూసుకుని శుక్రగ్రహంవైపు పోతూవుంటే, సోవియెట్ శాస్త్రజ్ఞులు యిక అంగారక గ్రహానికి రాకెట్ ప్రయోగం జరపడాన్ని గురించి మాట్లాడుతున్నారు.

భూమ్యాకర్షణశక్తి కారణంగా గ్రహాంతరయాన స్థావరపు వేగం తగ్గుతున్నట్లు కూడా ఈ వార్తాసంస్థ తెలియజేసింది.

ఇవాళ 12 గంటల వేళ ఈస్థావరం సెకండుకు 4,050 మీటర్ల (సుమారు 13 వేల అడుగుల) చొప్పున ప్రయాణం చేస్తున్నది.

మరి కొద్దిరోజులలో ఈ స్థావరం సెకండుకు నాలుగు కిలోమీటర్ల (సుమారు రెండుమైళ్ళ) కంటె కొద్దిగా తక్కువ వేగంతో భూమ్యాకర్షణ పరిధిని దాటిపోతుందని టాస్ వార్తాసంస్థ తెలియజేసింది.

గ్రహాంతరయాన స్థావరంలో కాస్మిక్ కిరణాలను, అయస్కాంత క్షేత్రాలను, గ్రహాంతర వస్తువులను పరిశోధించే శాస్త్ర పరికరాలున్నవి. ఉల్కలు ఒకదానితో మరొకటి ఎలా గుద్దుకుంటవో ఇవి తెలియజేస్తవి.

ఈ గ్రహాంతర స్థావరంలోని అన్ని పరికరాలు, ఉద్దేశించిన ప్రకారం సవ్యంగా పనిచేస్తున్నట్లు దానినుంచి చేరిన వివరాలవల్ల తెలుస్తున్నది.

ఈ స్థావరంతో ఐదేసిరోజుల కొకసారి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ వుండాలని నిర్ణయించారు.

ఈ స్థావరం ఇకమీదట ఎలా ప్రయాణం చేస్తున్నదో, దానినుంచి లభించిన వివరాల ఫలితాలు ఏమిటో ఇకమీదట వారానికి ఒకసారి ప్రకటన వెలువడనున్నట్లు టాస్ వార్తాసంస్థ తెలియజేసింది.

ఇప్పుడు ప్రయోగించిన రాకెట్ నౌక గంటకు 25 వేల మైళ్ల వేగాన శుక్రగ్రహం వైపు ప్రయాణంచేస్తున్నదని మాస్కో రేడియో ప్రకటించింది.

"కొద్దిగా ఓపికపడితే, భగోళ శాస్త్రంలో, మన ఇరుగుపొరుగు గోళాలైన శుక్ర, అంగారక గ్రహాలను గురించిన అనేక నూతన విషయాలు తెలియగల"వని లెనిన్‌గ్రాడ్ సమీపానవున్న పుల్కోవో వేధశాల డైరెక్టరైన శ్రీ ఎ. మిఖయిలోవ్ అన్నారు.

రాకెట్ నౌకప్రయోగంవల్ల రష్యా ప్రజలు పొందుతున్న ఆనందోత్సాహాలలో తనుకూడా పాలు పంచుకొనడానికిగాను" సోవియెట్ ప్రధాన మంత్రి శ్రీ కృశ్చేవ్ నిన్నను మాస్కోకు తిరిగి వచ్చారు.

రాకెట్ నౌక శుక్రగ్రహాన్ని చేరుకుంటుందో లేక, ఆగ్రహం చుట్టూ తిరుగుతుందో తెలియదు.

గ్రహాంతరయాన స్థావరాన్ని పైకి చేరవేసిన ఉపగ్రహం భూప్రదక్షిణం ప్రారంభించిందని ఒక ప్రకటన తెలియజేస్తున్నది.

శుక్రగ్రహమూ, భూమీ ఒకదానికి మరొకటి అతిసన్నిహితంగా వచ్చేవరకు ఆగివుండవసరం లేకుండా రాకెట్ ప్రయోగం జరపతగ్గంతగా, అతివేగంగా పోయే రాకెట్లను సోవియెట్ శాస్త్రజ్ఞులు తయారుచేశారని ఉన్నతవర్గాలకు చెందిన ఒకరు తెలియజేశారు.

శుక్రగ్రహ యాత్ర

శుక్రగ్రహానికి రాకెట్ ప్రయోగించడంవల్ల, "చంద్రగ్రహాన్వేషణపట్లగాని, మానవుని రోదసీ

(మిగతా 2 వ పేజీలో)

హలేయా విద్యుత్ కేంద్రం విస్తృతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:— హతింమాలో వున్న థర్మల్ స్టేషన్‌ను విస్తృతి చేయడానికై కేంద్రం ఒక పథకాన్ని పరిశీలిస్తున్నదని ప్రకటన వెలువడింది. ఇప్పుడిది లక్ష కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తున్నది. మరి 50 వేల కిలోవాట్ల విద్యుదుత్పాదనకై ఈ విస్తృతి జరుగుతుంది. దీనికి 12.50 కోట్ల విదేశ మారక ద్రవ్యం అవసరం.

ప్రాంతీయ సంఘం అధ్యక్షుని ఆరోపణలపై ప్రభుత్వ శ్వేతపత్రం

[2 వ పేజీ తరువాయి]

ప్రాంతపు భూమిపన్నులకంటె తెలంగాణప్రాంత భూమిపన్నులు ఎక్కువ అని ఆయన అన్నారు.

ప్రణాళిక పథకాలకు ఖర్చు

తెలంగాణా ప్రాంతంలో ప్రణాళికా పథకాలను అమలుజరపడం ప్రారంభంలో కొంత కుంటుపడినప్పటికీ, ఆతరువాత ఆంధ్రప్రదేశ్‌లోని యితర ప్రాంతాలకంటె త్వరితగతిని అన్ని పథకాలను అమలు జరిపారు. దేశంలో ఒక్క మద్రాసు రాష్ట్రం తప్ప, ఇతర అన్ని రాష్ట్రాలకంటె తెలంగాణాలో ప్రణాళికా పథకాలను శీఘ్రగతిని అమలు జరపడం జరిగింది.

ప్రథమ పంచవర్ష ప్రణాళికలో హైదరాబాదు రాష్ట్రానికి కేటాయించిన పెట్టుబడిలో 73.4 వంతులు మాత్రమే ఖర్చుపెట్టారు. అదే కాలంలోనే ఆంధ్రప్రాంతానికి కేటాయించిన మొత్తాన్ని 95.6 వంతుల వరకు ఖర్చుపెట్టడం జరిగింది.

ద్వితీయ ప్రణాళిక ప్రారంభ మయిన మొదటి ఏడు నెలలలోను హైదరాబాదు ప్రభుత్వం ఉన్న కాలంలో తెలంగాణా ప్రాంతంలో 70 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంలో హైదరాబాదు ప్రభుత్వం మునిగి ఉన్నందున అనుకొనంత మొత్తాన్ని ఖర్చుపెట్టలేదు. కాని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అయిన వెంటనే నాలుగు నెలలలోన నాలుగుకోట్ల రూపాయల వరకు తెలంగాణా ప్రాంతంలో ఖర్చుపెట్టారు. ఆదేకాలంలో ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఖర్చుపెట్టలేదు.

1961 మార్చినాటికి ద్వితీయ ప్రణాళిక పూర్తి అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మొత్తం 175 కోట్లనుండి 180 కోట్ల వరకు ఎక్కువయినట్లు మార్చినాటికి తేలిపోగలదు. అదనంగా ఖర్చుపెట్టిన అయిదు కోట్లలోను ఎక్కువ భాగాన్ని తెలంగాణాకే వినియోగించడం జరిగింది.

కాబట్టి ద్వితీయ ప్రణాళిక పథకాలను ఆంధ్రలో దాదాపు నూటికి నూరుపాళ్ళు అమలు జరపగా, తెలంగాణా ప్రాంతంలో 108 వంతుల వరకు అమలు జరిపినట్లు తేలిపోగలదు.

తృతీయప్రణాళిక కేటాయింపులు

తృతీయ ప్రణాళికలో తెలంగాణా ప్రాంతానికి 116 కోట్ల రూపాయల వరకు పెట్టుబడిని కేటాయించారు. ద్వితీయ ప్రణాళికా కాలంలో ఖర్చుపెట్టిన మొత్తంకంటె ఇది రెట్టింపు కాగలదు. కాని ఆంధ్రప్రాంతానికి 189 కోట్ల రూపాయలవరకు మాత్రమే కేటాయించారు. ద్వితీయ ప్రణాళికలో కేటాయించిన మొత్తంకంటె యిది నూటికి 58 వంతులు మాత్రమే ఎక్కువ. దీన్నిబట్టి ద్వితీయ ప్రణాళిక నాటి కంటె తృతీయ ప్రణాళికలో తెలంగాణా ప్రాంతానికి ఎక్కువ మొత్తాన్ని కేటాయించినట్లు బుజువవుతున్నది. ద్వితీయ ప్రణాళికలో తెలంగాణా ప్రాంతానికి కేటాయించిన మొత్తంలో మిగులు తేలిన 9.1 కోట్ల రూపాయలను కూడా ఈసారి పూర్తిగా వినియోగించడం జరుగుతుంది.

తృతీయ ప్రణాళిక పూర్తి అయ్యేసరికి తెలంగాణానుండి లభించే ఆదాయంకంటె 10 నుండి 12 కోట్ల రూపాయల మేరకు అదనంగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఇదే కాలంలోనే సెక్యూరిటీలను పూర్తిగా వినియోగించుకొనే అవకాశం కూడా ఉంది.

ద్వితీయ ప్రణాళికా కాలంలో 9.1 కోట్ల రూపాయల వరకు తెలంగాణా మొత్తంలో మిగులు తేలడానికి కారణం ఎక్సైజ్, రెవెన్యూ, అమ్మకం పన్ను వసూలు బాగా జరగడమేకాకుండా ఆదాయం ఎక్కువ పెరగడమే. అంతేకాని ఖర్చు తక్కువ పెట్టారన్న ఆరోపణ సరికాదు. పరిపాలనలో దుబారా నివారించడం, వ్యయకర్షన చర్యలు, ప్రజలనుండి అధికంగా బుణసేకరణ, తదితర చర్యలద్వారా పెట్టుబడిసేకరణ ఎక్కువయింది. అనుకోకుండా ఆదాయం పెరిగినందున, అకస్మాత్తుగా కొత్త పథకాలను ప్రారంభించడానికి వీలు లేకపోయింది.

1956 నుండి ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలలో ఖర్చుపెట్టిన మొత్తాలు, ఆయా సంవత్సరాలలో కేటాయించిన డబ్బు క్రింద యివ్వబడ్డాయి. ఆయా సంవత్సరాలలో కేటాయించిన మొత్తాలు బ్రాకెట్లులో యివ్వబడ్డాయి.

	ఆంధ్ర (కోట్ల రూపాయలలో) (కోట్ల రూపాయలలో)	తెలంగాణా (కోట్ల రూపాయలలో)
1956—57	20.60 (19.39)	5.06 (10.38)
1957—58	21.43 (23.42)	9.75 (10.67)
1958—59	21.95 (20.29)	12.91 (9.73)
1959—60	26.63 (26.04)	15.24 (15.79)
1960—61	29.30 (29.80)	17.12 (17.21)

1961—62 లో ఆంధ్రప్రాంతంలో 29 కోట్లు, తెలంగాణాలో 19 కోట్లు ఖర్చుపెట్టాలని తలపెట్టబడింది.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగే సమయంలో పరిపాలన ఖర్చులను ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల జనాభా నిష్పత్తిలో భరించాలని, పరిపాలన ఖర్చులు పోగా తెలంగాణా ప్రాంతంలో మిగులు తేలే మొత్తాన్ని ఆప్రాంతంలోనే ఖర్చుపెట్టాలని అంగీకరించబడింది. ఈ ఒడంబడిక మేరకు మిగులు మొత్తాన్ని తెలంగాణాలోనే ఖర్చుపెట్టడం జరిగింది. తెలంగాణా ప్రాంతీయ సంఘం సూచన మేరకే మిగులు మొత్తాన్ని ఖర్చుపెట్టడానికి అనుసరించవలసిన పద్ధతులను ప్రభుత్వం ఆమోదించింది.

పరిపాలన ఖర్చులు పోగా తెలంగాణాలో మిగులు తేలే మొత్తాన్ని ఆ ప్రాంతంలోనే ఖర్చుపెడతారు. తృతీయ ప్రణాళికా కాలంలో కొత్తగూడెం, పోచంపాడు ప్రాజెక్టుల వంటివాటి నిర్మాణం నిమిత్తంఅదనపు మొత్తాలను వినియోగించడం జరుగుతుంది.కొత్తగూడెంలో ప్రైవేట్ పెట్టుబడిదారులుఎరువుల ఫ్యాక్టరీనిస్థాపించడానికి ముందుకు వస్తే ఆఫ్యాక్టరీకి కేటాయించిన మొత్తాన్ని యితర పరిశ్రమలకు, పథకాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. తెలంగాణాలో ద్వితీయ ప్రణాళికా పథకాలను అమలు జరపడానికి అవసరమైన నిధు లున్నందుననే అక్కడ కొంతమొత్తం మిగులు తేలింది. ఇంతతప్పు మరేమీ కాదు.

డబ్బు కొరతవల్ల తెలంగాణాలో ఏపథకాన్ని ప్రాజెక్టును నిలిపివేయడం అంటూ జరగలేదు.

తెలంగాణా ఉద్యోగులపట్ల ప్రమోషన్ల విషయంలోను, ఉద్యోగాల నియామకంలోను విచక్షణ చూపుతున్నట్లు తెలంగాణా ప్రాంత సంఘం అధ్యక్షుడు ఆరోపించాడు. తెలంగాణాకు కేటాయించిన ఉద్యోగాలలో ఆంధ్రప్రాంతంవారిని నియమించారని ఆరోపించడం జరిగింది.

ఉద్యోగుల ప్రమోషన్లలో తెలంగాణాకు పూర్తిగా రక్షణ ఉంది. ప్రతి డిపార్టుమెంటులోను ప్రమోషన్ల విషయంలో ఆయా డిపార్టుమెంటు సంఘాల సలహామేరకు చర్య తీసికోవడం జరుగుతున్నది. ఒకవేళ డిపార్టుమెంటు సంఘాల నిర్ణయాలు అసంతృప్తికరంగా ఉన్నపక్షంలో ప్రభుత్వోద్యోగులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంక్రింద నియమించబడిన రెండు ఉన్నతాధికార సంఘాలకు అపీలు చేసుకునే అవకాశం ఉంది. పందలకొలది దరఖాస్తులను ఈ కమిటీలు పరిశీలించి తుది తీర్పును యిచ్చాయి.

ప్రభుత్వోద్యోగాల నియామకంలో ఎట్టి విచక్షణ లేదు. వాస్తవంగా చూస్తే తెలంగాణావారికి అనుకూలంగానే నిబంధనలను సడలించడం జరిగింది.

తెలంగాణా ప్రాంతం ఉద్యోగుల ఫిర్యాదుల పరిశీలనకు ప్రత్యేకంగా ఒక సంఘాన్ని నియమించారు. ఇది పై రెండు సంఘాలకంటె భిన్నమైనది. ఈ సంఘంలో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు సీనియర్ తెలంగాణా ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. ఆంధ్ర ఉద్యోగుల ఫిర్యాదులను కూడా విచారించి నిర్ణయాలు చేశారు.

మొత్తంమీద ఈ సంఘంవారు 3278 ఫిర్యాదులను విచారించారు. వీనిలో 157 ఈ సంఘం అధికారాలకు మించినవే. ఈ సంఘం నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా చేసినవే. వీటిని పరిశీలించి తుదినిర్ణయం చేయవలసినవి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంక్రింద ఏర్పాటుచేసిన రెండు ఉన్నతాధికార సంఘాలు మాత్రమే. తెలంగాణా ప్రాంతం ఫిర్యాదుల సంఘం చేసిన సూచనలలో 3254 సలహాలను ఆమోదించడం జరిగింది. మిగిలిన 54 సూచనలను తిరస్కరించారు.

కేంద్రప్రభుత్వ సలహాదారుడు

వివిధ ప్రాంతాలపట్ల విచక్షణ ప్రదర్శిస్తున్నారనే అపవాదు లేకుండా చేయడానికై రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల విలీనీకరణ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వ సలహాదారుని సహాయం కోరింది. ఈ సలహాదారుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు కాదు. అనేకమారులు కేంద్రప్రభుత్వ సలహాదారుడు హైదరాబాదు నగరానికివచ్చి ఆంధ్ర, తెలంగాణా ఉద్యోగులతో సంప్రతింపులు జరిపాడు. అనేక సమయాలలో ఆయన సలహాలను పాటించడం జరిగింది.

తెలంగాణా ప్రాంతంవారికి ఉద్యోగాల విషయంలో రక్షణ ఉన్నది. కొన్ని ఉద్యోగాలకు తెలంగాణాలో 15 సంవత్సరాలపాటు నివసించిన వారికి మాత్రమే అర్హత ఉంది. ఈ నిబంధనను తు.చా తప్పకుండా అనుసరిస్తున్నారు. అన్ని ఉద్యోగాలకు ఈ నిబంధనను వర్తింపచేటట్లు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కాని కొన్ని సమయాలలో తగినంతమంది తెలంగాణావారు లభ్యంకాని సందర్భాలలో ఆంధ్రప్రాంతంవారిని నియమించడం జరిగింది. ఇవికూడా తాత్కాలిక ఉద్యోగాల విషయంలో మాత్రమే జరుగుతున్నదికాని 1960 నుండి ఇలాంటి ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసే సమయంలో కూడా ఇద్దరు తెలంగాణా మంత్రుల సలహాకోసం ముందుగానే నివేదించడం జరుగుతున్నది. అప్పటినుండి అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఖాళీగా పడిఉండడం తెలంగాణా ప్రాంతానికి ఎంతవరకు ప్రయోజనకరమో తెలుసుకోవలసి ఉంది. ఇంతవరకుతాత్కాలిక ఉద్యోగాలలో తెలంగాణాకు చెందనివారిని 250 మందిని మాత్రమే ప్రభుత్వం నియమించింది కాని వీరిని కూడా తెలంగాణా ప్రాంతం వారినే నియమిస్తున్నారు.

ప్రజారోగ్యం

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పూర్వంకంటె ఆరోగ్య వైద్యపరిస్థితులు ఇపుడు మరింతసంతృప్తికరంగా వున్నవి. వైద్యచికిత్సకు అవసర మయ్యే సాధన సంపత్తి విషయంలో గాని, వైద్యసిబ్బంది విషయంలోగాని, ఎంత అభివృద్ధిని సాధించామో తెలంగాణాలోని ఆస్పత్రులకు వెళ్లి చూస్తే తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితినిగురించి విమర్శలు ఏమైనావుంటే—అవి 1956 నవంబరుకు పూర్వం పోలీసు చర్యకు పూర్వంగల పరిస్థితులకు వర్తిస్తాయి.

ఉస్మానియా జనరల్ ఆస్పత్రిస్థాయిని పెంపొందించడానికి, ఉస్మానియా, గాంధీవైద్యకళాశాలల స్థాయిని పెంపొందించడానికి, కె. ఇ. ఎం ఆస్పత్రి నిలూఫర్‌ఆస్పత్రి, కేన్సర్‌ఆసుపత్రి, సరోజినీదేవి ఆస్పత్రి, జ్వర ఆస్పత్రి), పిచ్చిఆస్పత్రులను బోధనా సంస్థలుగా అభివృద్ధిచేయడానికి ఎంతో ధనం వెచ్చించబడింది. పై ఆస్పత్రులలో పడకల సంఖ్యను నాలుగు వందలకు పైగా పెంచడం జరిగింది. కొత్తగా డాట్—పే పెంట్‌బ్లాక్‌లను వాటికి చేర్చడం జరిగింది. వైద్య కళాశాలలలో చేర్చుకొనే విద్యార్థుల సంఖ్యను రెట్టింపుచేయుడం జరిగింది. ప్రైవేట్ మేనేజిమెంట్‌క్రింద కొత్తగా వరంగల్‌లో ఒక వైద్య కళాశాల స్థాపించబడింది.

ఈ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా చేయూతనిస్తున్నది. ఈ కళాశాలకు అనుబంధించి వున్న ప్రభుత్వ బోధనా ఆస్పత్రి స్థాయిని పెంపొందించడానికి కూడా ప్రభుత్వం తోడ్పడుతున్నది. దంత చికిత్స, నర్సింగ్ కళాశాల ఒకటి కొత్తగా హైదరాబాదులో ప్రారంభించబడింది. క్షయవ్యాధి నిరోధక శిక్షణకేంద్రం,క్షయరోగుల పునరావాస కేంద్రం హైదరాబాదులోస్థాపించబడినవి.

వివిధ జిల్లా కేంద్రాలలో దంతవ్యాధులు, ముక్కు, చెవి, గొంతువ్యాధులు, కంటి జబ్బులకు చికిత్సాలయాలను స్థాపించడం ఆస్పత్రులను అభివృద్ధిపరవడం జరిగింది. ఆయా ఆస్పత్రులలో పడకల సంఖ్యను 600 పైగా పెంచడంజరిగింది. సుమారు 14 లక్షల రూపాయలమేరకు ఇతరవైద్య సౌకర్యాలు చేకూర్చబడినవి. జిల్లా కేంద్ర ఆస్పత్రులలో క్షయరోగులకు పడకలు చేర్చ బడినవి. ఈ ఆస్పత్రులలో ఎక్స్—రే సౌకర్యాలు కూడా కల్పించబడినవి.

వివిధ తాలూకా కేంద్రాలలో సుమారు 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 కుటుంబ నియంత్రణకేంద్రాలు, 12 క్షయ చికిత్సా కేంద్రాలు, 4కుష్ఠు చికిత్సాకేంద్రాలు, 7సుఖవ్యాధుల చికిత్సాకేంద్రాలు స్థాపించబడినవి.

ఇవికాక—రేడియో గ్రాఫర్లు, రిఫ్రాక్షనిస్టులు, ఆప్టిషియన్లు, వైద్య — సాంఘిక సేవకులు, కాంపౌండర్లు, నర్సులు, మంత్రసానుల శిక్షణకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

లేబరేటరీలు, రక్తనిధి (బ్లడ్‌బ్యాంకు), ప్రివెంటివ్‌మెడిసన్ సంస్థలను పునర్వ్యవస్థీకరించడం జరిగింది.

తెలంగాణాలో అంటు వ్యాధి నిరోధక చర్యలకు సంబంధించి అనేక ప్రయోగాత్మక పథకాలు ఇప్పుడు అమలులో వున్నవి.

తెలంగాణా జిల్లాలలో మలేరియా వ్యాప్తిగల ప్రాంతాలన్నింటిలోను జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం ఇప్పుడు అమలు జరుగుతున్నది.

1956 తర్వాత తెలంగాణా ప్రాంతంలో బి. సి. జి. పునః పరిశీలన కార్యక్రమం 5బృందాల ద్వారా కొనసాగుతున్నది. కుష్ఠువ్యాధి నిర్మూలన విషయంలో 4 కేంద్రాలు తెలంగాణాలో పని చేస్తున్నవి.

సత్వరవైద్య సహాయంలభింపచేయడానికై తెలంగాణాలోని గ్రామాలకు ప్రత్యేకమందులపెట్టెలు అందజేయ బడుతున్నవి. ఈ విధానాన్ని ఆంధ్ర ప్రాంతానికి కూడా విస్తరింపచేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

తెలంగాణాలోని వెనుకబడిన ప్రాంతాలలో ప్రసూతివైద్య సదుపాయాలను కల్పించే నిమిత్తం 1957—58సంవత్సరంలో రెండుమాతా శిశు సంక్షేమ కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఇవికాక మరి ఆరు కేంద్రాలను స్థాపించడానికి 1.20 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. బడి యీడు పిల్లల ఆరోగ్యాన్ని ఏడాదికిరెండుసార్లు పరీక్షించే నిమిత్తం తెలంగాణాలోని 9 జిల్లాలలోనూ ఒక్కొక్కటి చొప్పున చికిత్సా కేంద్రాలను స్థాపించడం జరిగింది.

ఆంధ్ర ప్రాంతానికి కేటాయించబడిన వాటిలో 30 లక్షల రూపాయల మేరకు పథకాలు హైదరాబాదులో అమలుకజరుపబడినవి.

వి ద్య

విద్యా రంగంలో తెలంగాణాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడిన విషయం సుస్పష్టం. తెలంగాణాకు కేటాయించిన మొత్తం 383.08 లక్షల రూపాయలు.లేదా మొత్తంరాష్ట్ర ప్రణాళిక కేటాయింపులో 43.7 శాతం. అయితే ఖర్చు 409.69 లక్షల రూపాయలవరకు కాగలదని ఆశించబడుతున్నది. ప్రధాన లక్ష్యాలను సాధించడం జరిగింది. కొన్నింటి విషయంలో అధిగమించడం కూడా జరిగింది. ఆంధ్రలోకంటె తెలంగాణాలోనే విద్యాకార్యకలాపాలు మరింత ముమ్మరంగా సాగుతున్నవి.

ప్రాథమిక, సెకండరీ పాఠశాలలను స్థాపించడంలోనూ, తెలంగాణా ప్రాంతంలో శిక్షణసౌకర్యాలనువిస్తృతంచేయడంలోనూ నిజంగా గర్వించదగ్గ అభివృద్ధి సాధించడం జరిగింది.

విద్యకు సంబంధించి తెలంగాణాలోని పరిపాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడానికి చర్యలు గైకొనడం కూడా జరిగింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రూపొందినప్పుడు అన్ని కార్యాలయాలలోనూ సిబ్బంది చాలా తక్కువగా వుంది. ఇప్పుడు సిబ్బందికి లోటు లేదు. బాలికల పాఠశాలలకు ఇద్దరు మహిళా ఇన్‌స్పెక్టర్లు నియమించబడ్డారు. వరంగల్‌లో ఒక అడిషనల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టరును నియమించడం జరిగింది.

1956—57 లో ఉస్మానియా విశ్వ విద్యాలయానికి 2.90 లక్షల రూపాయలు మాత్రమే గ్రాంటు ఇవ్వబడింది. 1957—58 లో ఈ గ్రాంటు 6.5 లక్షలు చేయబడింది. 1958—59 లో 10 లక్షల రూపాయలకు 1959—60 లో 12.75 లక్షల రూపాయలకు ఈ గ్రాంటును అధికం చేయడం జరిగింది. అదేకాలంలో ఆరు ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది. 1958—59 లో ఎయిడెడ్ కళాశాలల అడ్‌హక్ గ్రాంట్లు 6 లక్షల రూపాయలకు పెరిగినవి.

(మిగతా 4 వ పేజీలో)

కాటంగాలో తీవ్రమైన అంతర్యుద్ధ పరిస్థితి

—:x:—

కాంగోలో యితరచోట్ల కూడా కల్లోలం ఏర్పడనున్నట్లు శ్రీ దయాళ్ హెచ్చరిక

మిత్రరాజ్యసమితి కార్యాలయం, న్యూయార్క్, ఫిబ్రవరి 13:— కాటంగాలో తీవ్రమైన అంతర్యుద్ధ పరిస్థితి ఏర్పడుతున్నదని కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డుకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు.

కాంగో రిపబ్లిక్‌లోని యితర ప్రాంతాలలోకూడా యిటువంటి పరిణామాలే ఏర్పడనున్న సూచనలు కనిపిస్తున్నవనికూడా శ్రీ దయాళ్ తన నివేదికలో వివరించారు.

కొన్నిమాసాలుగా కాటంగా అధికారులు చిన్న ఎత్తున దాడులు జరపగల విమానాలు, ఆయుధాలు, ట్రక్కులు, శకటాలు సేకరించుకొంటున్నారని, యిప్పుడు సుమారు 400 మంది విదేశీ ఉద్యోగుల నాయకత్వంలో 5,000 మంది కల ఒక సైనిక బలాన్ని నిర్మించుకొన్నారని శ్రీ దయాళ్ వివరించారు.

ఇటీవల కొన్నివారాలనుంచి, ముఖ్యంగా ఫిబ్రవరి 11 వ తేదిని కాటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయిసే షోంబే సమితిని తమకు ప్రబలశత్రువుగా పేర్కొనడమేగాక, కాటంగా రాష్ట్రంలోని మొరాకన్ బలాల ఉపసంహరణను కూడా కోరుతున్నారని శ్రీ రాజేశ్వర దయాళ్ అన్నారు.

గత అక్టోబర్‌లో ఉత్తర కాటంగాలో తటస్థ మండలం ఏర్పాటుకు అక్కడ శాంతినెలకొల్పే నిమిత్తం సమితి అధికారులతో చేసుకొన్న ఒడంబడికను ఎవరిబలాలో ప్రవేశించాయనే సాకుతో కాటంగా అధికారులు రద్దుచేసుకొన్నారని,బాలుబా తెగవారికి, కాటంగా అధికారులకు మధ్య సమాధానం కుదర్చడానికి సమితి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలను లక్ష్యపెట్టక ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం కాటంగా అధికారులు ఉత్తర కాటంగా ప్రజలపై సైనిక చర్యలు ప్రారంభించి, లుబడీ, లూయొనాలమధ్యగల 'సుకుల ముబా' అనే గ్రామంపై దాడిప్రారంభించారని శ్రీ దయాళ్ అన్నారు.

ఈ దాడిలో జననష్టమెంతో యింకా తెలియలేదనీ, గ్రామం పూర్తిగా దగ్ధమై, అక్కడి ప్రజలు పలాయనం సాగించారనీ, మరొక 300 మంది జెండార్మరీలదళం కబండో దియుండా నుంచి అదేప్రాంతానికి వచ్చిందనీ, ఆప్రాంతంలోని బాలుబాలు అడవులలోకి పారిపోకతప్పని పరిస్థితి ఏర్పడ్డదనీ కూడా శ్రీ దయాళ్ తన నివేదికలో విశదం చేశారు.

ఉత్తర కాటంగాలో బాలుబాతెగవారి ప్రవేశాన్ని సమితి సైనికులు నిలవరించలేకపోయారని ఆరోపిస్తూ కాటంగా అధికారులు గతశనివారంనాడు చేసిన ప్రకటనను కూడా ఆయన తన నివేదికలో జతపరిచారు.

షోంబే, మొబుటూలకు దయాళ్ అభ్యర్థన

లియోపాల్డ్‌విల్లి, ఫిబ్రవరి 13:— కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వర దయాళ్ తమ ముట్టడులను విరమించవలసినదిగా ప్రెసిడెంట్ షోంబే, జనరల్‌మొబుటూలను కోరారు.

ఇది సమితి బలాలతోనే యుద్ధంకాగలదని ఆయన హెచ్చరించారు.

జనరల్ మొబుటూ, జనరల్ లుండులా బలాలమధ్య, బాలుబా, కాటంగా జెండార్మరీల మధ్య పోరు వారించడానికి సమితి నిర్ణయించుకొన్నట్లు తెలుస్తున్నది.

కాలీనావద్ద స్వదేశానికి పంపివేయడం నిమిత్తం వేచివున్న మొరాకన్ బలాలు షోంబే ముట్టడిని వారించడంకోసం తిరిగి లూయొనాకు పంపబడ్డాయి.

జనరల్ మొబుటూ సేనలు ఒరియంటేల్ రాష్ట్రంపై జరపదగుదాడిని నివారించడానికి ఇండొనేషియన్, మలయన్ సేనలు పంపబడుతున్నాయి.

సమితి సైనికులందరి సెలవు రద్దుచెయ్యబడింది. అందరూచర్యకుసిద్ధంగా వుండవలసినదిగా హెచ్చరించ బడ్డారు.

లూయొనాకు ఉత్తరంగావున్న బాలుబాకేంద్రం ముకావూ నేటిమధ్యాహ్నం కాటంగా ప్రభుత్వ దళాల వశమైనదని తెలుస్తున్నది.

విప్లవసైన్యానికి చెందిన 300 మంది సైనికులు పట్టుబడ్డారని కాటంగా ప్రభుత్వం ప్రకటించింది.

నిజామాబాదులో కార్మిక నాయకుని నిరశనవ్రతం

ఇప్పటికి నాలుగు రోజులుగా

హైదరాబాద్, ఫిబ్రవరి 13:— నిజామాబాద్‌లో కలెక్టర్ కార్యాలయం ముందు స్థానిక బీడీ కార్మికసంఘం కార్యదర్శి శ్రీ ఎ. సీతారామ యథావిధి నిరాహారదీక్ష సాగిస్తూనే ఉన్నారు. దీక్ష ప్రారంభించి ఇప్పటికి నాలుగురోజు లయింది.

ఫ్యాక్టరీల చట్టాన్ని అమలుపరిచే విషయంలోను, కార్మికుల కష్టనష్టాలను పరిష్కరించడంలోను, అధికారులు అలక్ష్యవైఖరి ప్రదర్శించినందుకు నిరశనగా ఈయన ఈదీక్ష ప్రారంభించారు.

శారీరకంగా మనిషి చాలా నీరసించి పోయినట్లు నేటి సాయంత్రం ఇక్కడికి అందిన వార్తలు తెలుపుతున్నాయి.

హోటళ్లలో ఆహార పదార్థాలపై అమ్మకంపన్ను

మద్రాసు ప్రభుత్వ సవరణ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తీర్పు

మద్రాసు, ఫిబ్రవరి 14:— హోటళ్ళు, రెస్టారెంట్లు, వసతి గృహాలలో అమ్మే ఆహారపదార్థాలు, పానీయాలపై అమ్మకం పన్నును పెంచుతూ మద్రాసు ప్రభుత్వం అమ్మకం పన్ను చట్టానికి తెచ్చిన సవరణ రాజ్యాంగం 14వ నిబంధనకు విరుద్ధమని మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచి తీర్పు యిచ్చింది. 1949 మద్రాసు చట్టంలో అమ్మకంపన్ను చట్టానికి సంబంధించిన సవరణను చేర్చారు. ఆ సవరణలోఆహారపదార్థాలఅమ్మకం సాగించే "హోటళ్ళు, రెస్టారెంట్లు, వసతి గృహాలు, తదితర స్థలాలు" అని పేర్కొనబడింది.

మద్రాసులోని ఒక మిఠాయికొట్టు వర్తకుడు ప్రభుత్వం తెచ్చిన సవరణ చెల్లనేరదని పిటిషన్ పెట్టుకొన్నాడు. హోటళ్ళు, రెస్టారెంట్లు కాక ఇతర స్థలాలలో ఆహార పదార్థాలు అమ్మకం జరుగుతున్నదని, కాని అక్కడ అమ్మకంపన్ను వసూలు చేయడం లేదని, అందుచేత ఈసవరణ విచక్షణతో కూడుకొన్నదనిపిటిషన్‌లో దరఖాస్తుదారుడు పేర్కొన్నాడు.

ప్రభుత్వం తెచ్చిన సవరణ ఆహార పదార్థాల అమ్మకం సాగించేవారందరికి వర్తిస్తుందని అడ్వొకేట్ జనరల్ వాదించారు. కాని న్యాయమూర్తులు శ్రీ పి. రాజగోపాలన్, శ్రీ కె. శ్రీనివాసన్ ఈవాదాన్ని అంగీకరించలేదు.

మద్రాసు పరిశ్రమలకు ప్రపంచబ్యాంకు సాయం

పరిశ్రమలమంత్రితో స్టీవార్ట్ మాసన్ చర్చలు

మద్రాసు, ఫిబ్రవరి 13:— తృతీయ ప్రణాళిక పథకాలలో మద్రాసు రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు వేటికి సహాయం చేయాలో నిర్ణయించుకొనటంకోసం ప్రపంచ బ్యాంకు ప్రతినిధివర్గం నాయకుడు శ్రీ చ. స్టీవార్ట్‌మాసన్ నేడిక్కడ రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీ ఆర్. వెంకటరామన్‌ను కలిసికొని చర్చలు జరిపారు.

"చైనా-రష్యా మైత్రి "అభేద్యం"

పెకింగ్ సభలో ఉభయదేశాల వక్తల ఉద్ఘాటన

పెకింగ్, ఫిబ్రవరి 13:— నేడిక్కడ జరిగిన ఒక బ్రహ్మాండమైన బహిరంగసభలో చైనా రష్యాలమైత్రి అభేద్యమైనదని ఉభయదేశాల వక్తలు ఉద్ఘాటించారు.

సోవియెట్ జర్నలిస్టు శ్రీ ఎఫ్. వి. కాన్‌స్టాంటినోవ్ చైనా రష్యాల నిర్మాణ కార్యక్రమ కృషిని సభలో వివరించారు.

చైనా రష్యా మైత్రిసంధి 11వ వారి కోత్సవ సందర్భంగా ఈ బహిరంగసభ ఏర్పాటు చేయబడినది.

పాశర్లపూడి, ఫిబ్రవరి 13:— అమలాపురం పోస్టలు ఇన్‌స్పెక్టరు శ్రీ జి. వెంకయ్యగారు పాశర్లపూడిలో బ్రాంచి పోస్టాఫీసును నెలకొల్పారు. శ్రీ వాడపల్లి వెంకటాచారిని పోస్టుమాస్టరుగా నియమించారు.

ప్ర క ట న

నాక్లయింటు పురాణం వట్టాభి రామయ్య గారి భార్య వెంకట లక్ష్మమ్మ సాకిన్ విజయవాడ గారివలన ఇన్‌స్ట్రక్షన్స్ పొంది యిందు మూలముగా తెలియచేయునది ఏమనగా—

నాక్లయింటునున్నూ హస్సన్ అహమ్మదున్నూ జాయింటుగా మాచవరంలోని ఆర్. ఎస్. నం. 996 రు. య. 1—56 ట్ల భూమిని ఖరీదు చేసి క్రయ ప్రతిఫలము క్రింద లేటు యూరం పేరఈశ్వరుడు పేరను రు 10,000—00లకు ది. 14—3—1960 తేదీన క్రయ ప్రతిఫలమునకు ప్రాంశరి నోటు వ్రాసియిచ్చియున్నారు. 31—10—60 తేదీన నాక్లయింటు సదరు పేర ఈశ్వరుడు చనిపోయినందున ఆయన కుమారుడు యూరం రాఘవులు పేర తన 3/4 వంతు క్రయ ప్రతిఫలమునకు ప్రత్యేకముగా ప్రాంశరీనోటు వ్రాసియిచ్చినది. ఆతేదీననే సదరు రాఘవులు జాయింట్ ప్రాంశరీనోటు నాక్లయింట్ బాధ్యత రద్దు పరచినట్లు ఒక ఉత్తరమున్నూ, నాక్లయింట్ సదరు యూరం రాఘవులు పేర 31—10—60 తేదీన ప్రత్యేకముగా వ్రాసిన ప్రాంశరీనోటు బాకీ, తాను స్థలము విక్రయించిన క్రయ ప్రతిఫలమునుండి తీర్చేలాగునయున్నూ అంతవరకూ సదరు నోటు యెవరికి యెట్టి ట్రాన్సఫర్ చేయననిన్నీ వక ఉత్తరమున్నూ వ్రాసియిచ్చినాడు. ఇప్పుడు దానికి భిన్నముగా సదరు నోట్లు అక్రమ లాభాపేక్షతో నాక్లయింట్ విరోధుల దుస్సలహాతో యితరులకు ట్రాన్స్‌ఫర్ చేసే తలంపుతో ఉన్నట్లు తెలియవచ్చినది. అట్లు ట్రాన్స్‌ఫర్ పొందినవారికి నాక్లయింట్ బాధ్యత ఏమియు లేదని యిందుమూలముగా తెలియపరచడ మయినది. నాక్లయింట్ హక్కు భుక్తములుగల 3/4 వాటా ఆస్తికి ఎట్టి ఆక్షేపణలు తగాదాలు లేవు.

మద్దూరి వెంకటేశ్వర శివశర్మ,
అడ్వకేటు, విజయవాడ.

మేను మెరిసే చర్మసౌందర్యం వేలుమెదిపితే మీకు కలుగదా!



HBS.18-X52 TL లండన్‌లోని ఇరాన్‌మిక్ తరఫున హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్‌చేత భారత దేశంలో తయారు చేయబడినది.

ఉచితం! చేతిసంచియొక్క అద్దం
మీరు ఈ హెచ్ బి స్నో ట్యూబ్ కొన్నప్పుడు!



నేడే తీసుకోండి!

HBS. 24A-X46 TL

గరీబ్ రుసుముతో సలహా



మన ఇంటి ప్రక్క వారిని కలుసుకుందాం పద

ఆయనతో మైత్రీ సంబంధాలు పెంపొందించుకోవడం మంచిదే. ఆయన ఒక న్యాయవాది

మా పొరుగుకు మీరు రావటం మాకు చాలాసంతోషం - స్థానిక వ్యవహారాలన్నిటిలోను తమ అభిప్రాయం తీసుకోదలచాము

మీకు ఎప్పుడూ స్వాగతం - నా సలహాపసుసు చాలా సరసంగా ఉంటుంది.

విస్తృత ప్రాతిపదికపై బీహార్ మంత్రివర్గం

శ్రీ ఝా కు కేంద్రపార్లమెంటరీ బోర్డు సూచన

ఢిల్లీ, ఫిబ్రవరి 13:— బీహారులో కొత్త మంత్రివర్గాన్ని విస్తృత ప్రాతిపదికపై ఏర్పాటు చేయవలసిందిగా కాంగ్రెసుపార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు బీహార్ కాంగ్రెసు శాసనసభాపక్షం కొత్త నాయకుడు వినోదా నంద్ ఝాను కోరింది. నూతన మంత్రివర్గ నిర్మాణంలో పాటించవలసిన సూత్రాలను గురించి పార్లమెంటరీ బోర్డు నేడు గంటసేపు చర్చించింది. ఈ సందర్భంలో వినోదానంద్ ఝా కూడ సమావేశంలో ఉన్నారు.

మంత్రివర్గం విస్తృత ప్రాతిపదికపై ఉండాలనీ, వర్గాలనుబట్టి కాక శక్తి సామర్థ్యాలనుబట్టి మంత్రులను తీసికోవాలని, కాంగ్రెసులోని అన్నివర్గాలవారికి సంతృప్తి కలిగించే విధంగా మంత్రివర్గం నిర్మాణంకావాలని కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డితో సంప్రతించి శ్రీ ఝా తన మంత్రివర్గం సభ్యుల జాబితాను రేపు తయారుచేస్తారు.

నేటి సమావేశంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వివాదాలు చర్చకు రాలేదు.

అయితే మాజీ మంత్రివర్గ పక్షంవారు గవర్నర్ ప్రసంగానికి హాజరుకాకపోవటం గురించి శ్రీ నెహ్రూ ముఖ్యమంత్రి శ్రీ గుప్తాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.

ఖాట్మండూ, ఫిబ్రవరి 14:— ఎలిజబెత్ రాణి ఆగమనాన్ని పురస్కరించుకొని ఇక్కడ కరపత్రాలు పంచబడ్డాయి. ఆసందర్భంలో పోలీసులు ప్రశ్నించడంకోసం చాలా మందిని అరెస్టుచేసి తీసుకువెళ్లారు. గత కొన్ని రోజులుగా, కరపత్రాల పంపకం హెచ్చుగా వున్నది. ఇంతవరకు ఇక్కడ 15 మంది అరెస్టు అయారు.





బ్రాంచిలు: నెల్లూరు — కాపువీధి, సికింద్రాబాద్—35,60 కింగ్సువే

కావలెను

జస్మిన్ ప్రొడక్ట్సు, స్టవులు, లాంతర్లు, జ్వోల్యాంపులు వగైరాలకు ఆంధ్రలో కమీషన్ మీద మాత్రమే అనుభవంగల ట్రావెలింగ్ సేల్సుమన్ కావలెను. వివరములకు: జ్యోతి లైట్ హౌస్, 6 అబ్దుల్ రహమాన్ వీధి, బొంబాయి—3.

ఆటోమోబైల్సుకు, పరిశ్రమలకు

బాల్ బేరింగులు రోలర్ బేరింగులు

టేపర్ రోలర్ బేరింగులు

వగైరా కంప్లీట్ రేంజికి మాకు వ్రాయండి.

మాకొత్త ధరల జాబితా అడగండి

Bombay Trading Corporation
65, Sutar Chawl Bombay-2.

Shah Advt.

సంగ్రహ ప్రకటన

వేలం నోటీసు

నూజివీడు గ్రామ పంచాయతీ

1961—62 సం. నకు యాదిసవ వివరించిన ప్రకారము రుసుములు వసూలు చేసుకునే హక్కులు ది. 24—2—61తేది సాయంకాలము గం. 2 లనుండి పంచాయితీ ఆఫీసులో బహిరంగముగా వేలం వేయబడునని యిందుమూలమున అందరికి తెలియపర్చడ మయినది. పాట వివరములు పాటసమయమందు చెల్లించ వలసిన ధరావతులు ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

1. గొర్రెలు, మేకలు కబేళాయందు రుసుములు వసూలుచేసుకునే హక్కు.
2. పందుల కబేళాయందు
3. గొడ్ల కబేళాయందు
4. డైలీ మార్కెటునందు
5. గొడ్డుమాంసము మార్కెటునందు
6. పందిమాంసము మార్కెటునందు
7. బండ్లదొడ్డియొద్దు
8. బస్సుస్టాండునందు, లారీలనుండిన్ని రుసుములు వసూలు చేసుకునే హక్కులు.

1961—62 సం. నకు పంచాయితీ రబ్బిసు బండ్లకు, నైటుసాయిలు బండ్లకు యెద్దులుగాని, దున్నపోతులుగాని, డ్రైవర్లు సప్లయి చేయుటకు టెండర్లు ది. 25—2—61 తేదీ సాయంకాలము గం. 4ల వరకు తీసుకొనబడును. టెండర్లు ఆరోజు సాయంకాలం గం. 4—30 లకు తెరువబడును. మిగత వివరములు ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

యం. ధనంజయరావ్, కార్య నిర్వాహక అధికారి.

లోక్‌సభలో సప్లమెంటరీ డిమాండులసమర్పణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:— 67.16 కోట్ల రూపాయల మేరకు సప్లిమెంటరీ డిమాండులను నేడు పార్లమెంటుకు సమర్పించారు. బడ్జెట్‌కు అనుబంధంగా ఈ ఆర్థికసంవత్సరంలో సమర్పించిన సప్లిమెంటరీ డిమాండులలో ఇది మూడవది, చివరిది కూడా.

67.16 కోట్ల రూపాయలలోనూ అమెరికా దిగుమతినుండి పి. యస్. 460 నిబంధన క్రింద చేసుకునే ఆహార ధాన్యాల నిమిత్తం 36.23 కోట్ల రూపాయలు కేటాయించారు.

మిగిలిన 22.43 కోట్ల రూపాయలలోనూ ఏడుపద్దులున్నాయి. కేంద్ర పబ్లిక్ వర్క్సు శాఖ ఖర్చులు అదనంగా పెరిగినందున 4.8 కోట్ల రూపాయలను కేటాయించారు.

రాజ్యసభలో లుముంబా హత్యా ప్రస్తావన

కమ్యూనిస్టు సభ్యుని ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:— కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ భూపేష్ గుప్త నేడు రాజ్యసభలో శ్రీ లుముంబా హత్యను గూర్చిన ప్రస్తావన తీసుకుని వచ్చారు. అత్యంత దారుణమైన ఈహత్యను గూర్చిన సమాచారం ప్రభుత్వానికి అందినదా అనీ, ప్రభుత్వం ఈవిషయంలో ఎట్టి చర్యలు గైకొనునున్నదనీ ఆయన ప్రశ్నించారు.

శ్రీ భూపేష్‌గుప్త ఈ ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు ప్రధాని నెహ్రూ రాజ్యసభలో లేరు. అందువేత శ్రీ భూపేష్ గుప్త ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు.

ప్రేలుడులకు ఏడుగురి మరణం

జమ్మూ, ఫిబ్రవరి 14:— గత సంవత్సరం కాశ్మీర్ అంతటా అక్కడక్కడ జరిగిన బాంబు ప్రేలుడుల ఫలితంగా ఏడుగురు మరణించారని, ఆరుగురికి గాయాలు తగిలాయనీ కాశ్మీర్ ప్రధాని బక్షీగులాం మహమ్మద్ నేడు ప్రకటించారు. కాశ్మీర్ అసెంబ్లీ ప్రసంగిస్తూ బాంబు ప్రేలుడులవల్ల ఏడువేల రూపాయల నష్టం గలిగింది.

కాశ్మీర్‌ప్రభుత్వంచే బహిష్కరణ ఉత్తర్వు

శ్రీమతి మృదులా సారాభాయ్ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:— శ్రీమతి మృదులాసారాభాయ్ నిన్నఒకప్రకటన చేస్తూ జమ్మూ—కాశ్మీర్ ప్రభుత్వానికి రాష్ట్రంలో తను ప్రవేశించరాదని నిషేధపు ఉత్తర్వును జారీచేయుడానికి అధికారం లేదని అన్నారు. తనను ఫిబ్రవరి 7వ తేదీన జమ్మూ వద్ద డిటెయిన్ చేశారని, పిమ్మట ఒకపోలీసు సూపరింటెండెంటు తనను సరిహద్దుల వరకు తీసుకువెళ్లి, రాష్ట్రంలో ప్రవేశించరాదనే నిషేధపు ఉత్తర్వును చూపించారని, దీనికి కారణ మేమో ఆ ఉత్తర్వులో లేదని, కాగా యిట్టి హక్కు జమ్మూ—కాశ్మీర్ ప్రభుత్వానికి లేదని ఆమె అన్నారు. రాష్ట్రంలో రాజకీయ నిర్బంధితుల కేసులను డిఫెండ్ చేయడంలో తాను వహిస్తున్న పాత్ర ఏమిటో, ప్రభుత్వానికి తెలుసును కనుక తనపై ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వు తనకు ఆశ్చర్యం కలిగించినదని ఆమె అన్నారు.

జిల్లాపార్టీ కార్యదర్శుల తొలగింపు

'ప్రావ్దా' ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 13:— కమ్యూనిస్టుపార్టీ అధికార పత్రిక "ప్రావదా" ల్వోవ్, పావెక్ జిల్లాల పార్టీకార్యదర్శులు తమ పదవులనుండి బర్తరఫ్ అయినట్లుగా నేడొక వార్త ప్రకటించింది. వీరు వ్యావసాయిక ఉత్పత్తులు మందకొడిగా సాగడానికి ప్రధాన బాధ్యులని, కనుక వీరిస్థానంలో మరొకరు నియమించబడగలరని 'ప్రావ్దా' ప్రకటించింది.

గతనెల జరిగిన వ్యవసాయ క్షేత్రజ్ఞుల సమావేశంలో, ఈ రెండు జిల్లాల వ్యవసాయ కార్యక్రమం కుంటుపడినదని కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, కృశ్చేవ్లు తీవ్రంగా విమర్శించారు.

1954 నుంచి ఈ రెండు జిల్లాల కమ్యూనిస్టుపార్టీలకు ప్రథమకార్యదర్శులుగా పనిచేస్తున్న జొరానెన్, లాజరెంకోలు తమ పదవులనుంచి తొలగింపబడి, పోలండులో సోవియెట్ రాయబారిగా పనిచేసిన అబ్రాసిమోవ్, ఇరాన్ గ్రుచెట్స్కీలు ఈ పదవులలో నియమించబడ్డారు.

నాగప్రాంతాల తాత్కాలిక పాలక వర్గం

ప్రారంభోత్సవం ఫిబ్రవరి 18వతేదీకి వాయిదా

మణిపూర్, (నాగాకొండలు), ఫిబ్రవరి 13:— నాగా ప్రాంతాల తాత్కాలిక పాలకవర్గ ప్రారంభోత్సవం తొలుత నిర్ణయింపబడినవిధంగా ఫిబ్రవరి 15వ తేదీనకాక ఫిబ్రవరి 18వ తేదీన జరుగుతుంది. కోహిమావద్ద అస్సాం గవర్నర్ జనరల్ శ్రీ నగేష్ ఈ ప్రారంభోత్సవం జరుపుతారు.

బ్రిటిష్ కామరూన్స్ ప్లెబిసైట్ తొలి ఫలితాలు

బ్యూ, (దక్షిణకామెరూన్స్), ఫిబ్రవరి 13— నైజీరియాతోగాక, ఫ్రెంచిభాష మాట్లాడే కామెరూన్ రిపబ్లిక్‌తో చేరడానికి అనుకూలంగా దాదాపుకోట్ల మెజారిటీవున్నట్లు బ్రిటిష్ కామెరూన్స్‌లో జరిగిన ప్లెబిసైట్ తొలిఫలితాలు సూచిస్తున్నవి.

బర్మాలో పోలీస్‌స్టేషన్‌పై కరెన్‌తిరుగుబాటుదార్ల దాడి

11 మంది చిత్రవధ

రంగూన్, ఫిబ్రవరి 14:— బర్మా ఆగ్నేయ ప్రాంతంలో గత శనివారం నాడు కరెన్ తిరుగుబాటు దారులు 200 మంది ఒక పోలీసు స్టేషన్‌పై దాడిజరిపి 11 మందిని చిత్రవధ చేశారు. ఈదాడిలో పోలీసు స్టేషనుకు చెందిన ఒక కానిస్టేబుల్ తిరుగుబాటు దారులకు సహాయం చేశాడు.

చనిపోయిన 11మందిలో అయిదుగురు పోలీసులున్నారు. మిగిలిన ఆరుగురిలో మూడు నెలల పసిపాప, మిగిలినవారు పోలీసు కుటుంబాలకు చెందినవారు అని తెలుస్తున్నది.

బర్మాలో కరెన్ తిరుగుబాటు గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్నది. కరెన్ జాతివారికి ప్రత్యేకంగా ఒక స్వతంత్రరాజ్యం కావాలని పోరాడుతున్నారు.

ప్రధానంగా థాయిలెండు సరిహద్దు ప్రాంతాలలో కరెన్ తిరుగుబాటుదారులు తీవ్ర చర్యలు సాగిస్తున్నారు.

లావోస్ తెగజాతివారు కూడా కొమింటాంగ్ సైనికులతో కలిసి సరిహద్దు ప్రాంతాలలో తిరుగుబాటుచర్యలను తీవ్రతరం చేశారు.

భీమా వ్యాపారానికి భీమా

లోక్‌సభలో బిల్లు ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:— దేశంలో ప్రతి భీమా కంపెనీ తన వ్యాపారంలో కొంత భాగాన్ని తిరిగి భీమా చేయించు కోవాలని ఆదేశిస్తున్న ఒకబిల్లును ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విదేశమారక ద్రవ్యం మిగల్చడానికి తిరిగి భీమా చేసే స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించడానికి వీలుగా ఈబిల్లును ప్రవేశపెట్టారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:— సెకండరీ స్కూళ్లలో దేశం మొత్తంమీద 50 సైన్సు క్లబ్బులు పనిచేస్తున్నవని తృతీయ ప్రణాళికా కాలంలో ప్రతి ఏటా 150 చొప్పున ఇవి హెచ్చుగలవని తెలియవస్తున్నది.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 14:—

నేటి ఓపెనింగ్	32.35
నేటి క్లోజింగ్	32.40

సరిహద్దు వివాదంపై నివేదిక

(1 వ పేజీ తరువాయి)

నివేదికను రూపొందించడానికి ముందు చైనా అధికార బృందంతో జరిగిన సంప్రతింపులలో భారత అధికారులు ఇండియా చైనా సంప్రదాయక సరిహద్దుకు సంబంధించి వివిధ సాక్ష్య ప్రమాణాలతో కూడిన బోలెడన్ని చారిత్రిక పత్రాలను తదితర సమాచారాన్ని చైనా అధికారుల పరిశీలనకు సమర్పించారు. భారత చిత్రపటాలలో చూపబడి ఉన్న సరిహద్దు (2,400 మైళ్ళు) అన్ని విధాలా నిర్దుష్టమైనదని, ఇటు సాంప్రదాయకంగాను, చారిత్రికంగాను, పరిపాలనా వ్యవహారాల రీత్యాను శతాబ్దాల తరబడి గుర్తించబడి, ఒడంబడికల రూపేణా ఏనాడో ధృవీకరించబడిందన్న విషయాన్ని ఆపత్రాలన్నీ స్పష్టంగా ఋజువు పరిచాయి.

చైనావాదంలోని అసలు బలహీనత

పోతే, చైనావారి వాదంలో తగినంత పస లేదన్న సంగతి సంప్రతింపుల ఆరంభంలోనే తేలిపోయింది. తాము యేభూభాగాలమీద హక్కు ప్రకటిస్తున్నారో ఆహక్కులను నిరూపించుకొనడానికి తగినన్ని సాక్ష్యాధారాలు వారు చూపలేకపోయారు. చైనా వాదంలోని అసలు బలహీనత ఇదే. భారత భూభాగాలకోసం అర్రులు చాచడం తప్పించి అవి తమవే అని నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలన్నవి బొత్తిగా వారి దగ్గర లేవు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణ్యంగా రూపొందించబడి ఉన్న భౌగోళిక పటాలను (ఒకటినుంచి ఒక మిలియన్ స్కేల్ ప్రకారం) భారత అధికారులు ప్రమాణంగా అందజేయగం మని అంటే, చైనా అధికారులు (ఒకటినుంచి అయిదు మిలియన్ల స్కేలులో ఉన్నవి తప్పించి) కేవలం ఒకే ఒక ప్రమాణాన్నిబట్టి తయారు చేయబడిన చిన్నసైజు పటాలను మినహా పెద్ద వాటిని అందజేయడానికి అయిష్టత ప్రకటించారు. పైగా భారత చిత్రపటాలలో సంప్రదాయక సరిహద్దు భూభాగాలకు సంబంధించిన వివరాలు సహజ సిద్ధమైన ప్రకృతి అంశాలు, తదితర అనుబంధ విషయాలతో స్పష్టంగా వర్ణించబడి ఉంటే చైనావారు చూపిన వివరాలు ఏవో స్థూలంగా, అస్పష్టంగా ఉన్నాయి. సంప్రతింపులలో ఉభయ బృందాలవారు ఈవిషయంపై మరింత వివరంగా పరిశీలన జరపడానికి ప్రయత్నించారు. అయితే తమ సరిహద్దు భూభాగాలకు సంబంధించి భారత అధికారులు చైనావారు అడిగిన ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన సమాధానాలు అందజేయగా, చైనావారు భారత అధికారులు అడిగినప్రశ్నలలో సగంవాటికి మాత్రమే సమాధానాలు చెప్పగలిగారు. దీన్నిబట్టి చైనాప్రభుత్వం తను ఖచ్చితంగా ఏయే భూభాగాలమీద హక్కును ప్రకటిస్తున్నదో స్పష్టం గా బైట బెట్టడానికి ఇష్టపడడంలేదని అనుమానం కలుగుతున్నది. ఆఖరికి ఆక్రమంగా తను చొచ్చుకొని వచ్చిన ప్రదేశాలపై హక్కు వివరాలను వెల్లడించడానికి కూడా చైనా ఇష్టపడడంలేదు. ఆ ప్రదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం చైనావారి చేతుల్లోనే ఉన్నది.

భారత అధికారులు తాము చూపించిన సరిహద్దు ఆప్రాంతంలోని ప్రధాన నదీపరీవాహ క్షేత్రానికి ఆనుకుని ఉండి ఉభయ దేశాలను వేరుచేస్తున్న సరిహద్దు రేఖ అదేనని కూడా స్పష్టంగా నిరూపించారు. చైనావారు అయితే దీనికి కేవలం విరుద్ధంగా చైనావారు చూపిన సరిహద్దులో సహజసిద్ధమైన అంశాలేవీ లేవు. హిమాలయ నదీపరీవాహ క్షేత్రానికి అనుకొని ఉన్న ప్రాంతాలలో మట్టుకు ఇరుపక్కలు భూభాగాలు కలుస్తున్నాయి. కాని నదీపరీవాహక్షేత్రాన్ని విడిచి చైనా చూపెడుతున్న సరిహద్దు హఠాత్తుగా ఒకసారి పశ్చిమంగాను, మరొకసారి దక్షిణంగాను (ఎంతసేపటికీ ఇండియావైపే తప్ప అటు టిబెట్‌వైపు మళ్లడం అనేది లేదు) మలుపు తిరిగినచోట్లా ఉభయపక్షాల భూభాగాలు పూర్తిగా ఒకదానికొకటి విభిన్నస్తున్నాయి.

అకాన్‌సిచి

పశ్చిమ సరిహద్దుకు సంబంధించి భారత అధికారులు సమకూర్చిన సాక్ష్యాధారాలు, యిందుమించు పదవ శతాబ్దం నాటినుంచి ఆ ప్రదేశంలోని అనేక ప్రధాన కీలకస్థానాలను అటు లడక్, ఇటు టిబెట్ వరకు ఇండియా సంప్రదాయక సరిహద్దు భూభాగాలుగాగుర్తించబడినట్లు స్పష్టంగా నిరూపించాయి. అంతేగాక సింకియాంగ్ దక్షిణ సరిహద్దులు 19 వ శతాబ్దం చివరిభాగంలో తప్పించి క్యుయిన్‌లుంగ్ పర్వతశ్రేణి వరకు దక్షిణంగా వ్యాపించడం 6 వ శతాబ్దం నాటి నుంచి జరుగలేదని కూడా భారత అధికారులు అనేక సాక్ష్యాధారాలతో నిరూపించారు. దీన్నిబట్టి అకాసిచిన్ పీటభూమిగాని, ఎంగ్జీటాంగ్ మైదానంగాని చైనా అంతర్భాగాలు గా ఎన్నడూ లేవని స్పష్టమైపోయింది. పైగా లడక్ ప్రజలు వాటిని వినియోగించుకొన్నట్లు, లడక్, కాశ్మీర్ ప్రభుత్వాలు వీటిమీద పరిపాలన సాగించినట్లు కూడా డాక్యుమెంటరీ ప్రమాణాలు ఉన్నాయి.

మొత్తం మూడువైపులసరిహద్దు భూభాగాల విషయంలోను ఒడంబడికలద్వారా ఇంతకుపూర్వమే ధ్రువీకరణ జరిగి సంప్రదాయక సిద్ధమైన సరిహద్దు పరిణతిలోకి వచ్చినట్లు భారత అధికారులు పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించారు. 1684, 1842 సంవత్సరాలలో జరిగిన ఒడంబడికలు, వాటిని పురస్కరించి దౌత్యవర్గాల స్థాయిలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలద్వారా పశ్చిమ ప్రాంత సరిహద్దు, 1914 లో జరిగిన లాంఛనపు ఏర్పాట్లద్వారా తూర్పు సరిహద్దు, 1890, 1914, 1950 సంవత్సరాలలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మధ్య సరిహద్దు ఇంతకు పూర్వమే నిర్దిష్టంగా నిర్ణయించబడి ఉన్నట్టు భారత సాక్ష్యాధారాలు నిరూపించాయి.

మెక్ మోహన్‌రేఖ

మెక్‌మోహన్ రేఖకు సంబంధించిన ఒప్పందం చెల్లుబడి విషయంపై జరిగిన చర్చలు నిజంగా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఇండియా, టిబెట్ ప్రతినిధుల (దౌత్యస్థాయి అధికారులు) అంగీకారంతో, ఇరుపక్షాల సంతకాలతో అములులోకి వచ్చిన ఒక ఒప్పందంద్వారా సాంప్రదాయకమైన ఈ సరిహద్దు వాడుకలోకి వచ్చింది. 1914 లో జరిగిన సిమ్లా సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన టిబెట్ ప్రతినిధుల అధికార ప్రతిపత్తిని చైనా అంగీకరించడం మట్టుకేకాదు, ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించడం అన్నది

(మిగతా 2 వ కాలంలో)

(4 వ కాలం తరువాయి)

కూడా ఎన్నడూ జరుగలేదు. ఈ ఒప్పందం విషయం (ప్రస్తుతం బుకాయిస్తున్నప్పటికీ) చైనాకు అప్పట్లో స్పష్టంగా తెలుసు కూడా. అయితే ఈ సరిహద్దు వివాదం ప్రారంభమైన నాటినుంచి చైనాప్రభుత్వం లేవనెత్తుతున్న వితండవాదాన్నే చైనా అధికారులు తిరిగి లేవనెత్తి ఈ ఒడంబడిక చెల్లుబడి విషయమై అనేక ప్రశ్నలు లేవనెత్తగా భారత అధికారులు వాటన్నిటికీ తగిన సమాధానాలు అందజేసి చట్టరీత్యా ఒప్పందం యొక్క ప్రతిపత్తిని ఎట్టి సందేహాలకు గాని తావులేకుండా నిరూపించారు. ఈ సందర్భంలో తిరిగి అనేక సాక్ష్యాధారాలు చూపబడ్డాయి. ప్రత్యేకించి ఒప్పందాన్ని గుర్తిస్తూ 1947 లో చైనా ప్రభుత్వం అందచేసిన ఒక లేఖను భారత అధికారులు ముఖంమీద కొట్టినట్టు చూపే ప్రత్యర్థి బృందం వాదాలన్నిటినీ పూర్తిగా వమ్ముచేశారు.

కాశ్మీర్ సరిహద్దు

సంప్రతింపుల పొడుగునా కాశ్మీర్ సరిహద్దు (కారాకోరం కనుమకు పశ్చిమంగా) సిక్కిమ్, భూటాన్ సరిహద్దులకు సంబంధించిన ప్రశ్నలను చైనా అధికారులు తప్పించుకోవడానికే ప్రయత్నించారు. కారాకోరం కనుమకు పశ్చిమంగా ఉన్న కాశ్మీర్ సరిహద్దు విషయాన్ని చర్చించడానికి చైనా అధికారులు నిరాకరించడం అంటే ఇండియాలో జమ్మూ కాశ్మీర్ విలీనీకరణాన్ని, చట్టరీత్యా దాని ప్రతిపత్తిని వారు శంకిస్తున్నట్టే అవుతుంది. భారత అధికారులు కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని, ఇండియా చైనాలకు సంబంధించిన ఇతర సరిహద్దుల విషయంలో పాటు దాని సరిహద్దుల విషయాన్ని కూడా చర్చించడం ఇండియా బాధ్యత అని స్పష్టంగా నొక్కి చెప్పారు. ఇదేవిధంగా టిబెట్‌ను ఆనుకొని ఉన్న సిక్కిమ్, భూటాన్ ఉత్తర సరిహద్దులను గూర్చి చర్చించడం కూడా ఇండియా బాధ్యత అనీ, ఆవిషయం కూడా ఈ సంప్రతింపుల పరిధిలోకి వస్తుందని భారత అధికారులు స్పష్టీకరించి చెప్పారు.

చైనా హక్కులు

సరిహద్దు వివాదం విషయంలో చైనా తన విధానాన్ని మాటిమాటికీ వివిధంగా మార్చుతున్నదీ, పెద్దపెద్ద భారత భూభాగాలను మొదట్లో చెప్పినప్పుడు కాకుండా ఆక్రమించి తర్వాత వాటిపై ఏవిధంగా హక్కు ప్రకటిస్తున్నదీ — దానికి సంబంధించిన వివరాలు కూడా భారత బృందం సమర్పించిన నివేదికలో సుదీర్ఘంగా వెల్లడించబడ్డాయి.

తనకు చెందనికొన్ని భారత భూభాగాలపై చైనా హక్కులను ప్రకటించడమే గాక, ఇండియా భౌగోళిక చిత్రపటాలను, సరిహద్దు భూభాగాలపై హక్కులను మొదట 1959 లోను, తర్వాత ఈయేడు జరిగిన అధికారస్థాయి సంప్రదింపులలోను తిరిగి ప్రశ్నించినట్లు నివేదికలో స్పష్టంగా పేర్కొనబడినది. 1959 జూన్ అక్టోబర్ నెలలమధ్య తను ఆక్రమించుకొన్న 2 వేల చదరపుమైళ్ల ప్రాంతంపై చైనా అదనంగా హక్కులను ప్రకటించినట్లు కూడా భారత అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. నివేదికలో వారు పొందుపరిచిన చిత్రపటం ప్రకారం భారత భూభాగంలో రమారమి 50 వేల చదరపుమైళ్ల ప్రాంతంపై చైనా హక్కు ప్రకటిస్తున్నది. ఇందులో 12 వేల చదరపుమైళ్ల ప్రాంతాన్ని లడక్‌లో చైనావారు ఆక్రమించుకునే ఉన్నారు.

ప్రాంతాలవారీగా చైనావారు హక్కు ప్రకటిస్తున్న భూభాగాల వివరాలు ఇవి:

తూర్పు సరిహద్దు ప్రాంతం (నెఫా): 32,500 చ. మైళ్లు, మధ్య సరిహద్దు ప్రాంతం ఉత్తరప్రదేశ్, హిమాచలప్రదేశ్, పంజాబ్ 500 చదరపుమైళ్లు, పశ్చిమ సరిహద్దు ప్రాంతం (లడక్, తూర్పు కారాకోరం): 12 వేల చదరపు మైళ్లు, పశ్చిమ కారాకోరం ప్రాంతం (ప్రస్తుతం ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నది.) 5 వేల చదరపు మైళ్లు.

శ్వేతపత్రం

(3 వ పేజీ తరువాయి)

ప్రథమ ప్రణాళికలో ప్రారంభమయి ద్వితీయ ప్రణాళికా కాలంలో కూడా కొనసాగించబడిన అయిదు మధ్యరకం ఇరిగేషన్ పథకాలలోను కొయిలసాగర్, భీమసల్లి, సరళాసాగర్ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. మూసి ప్రాజెక్టు పూర్తికానున్నది.

ద్వితీయ ప్రణాళికలో చేర్చిన 12 మధ్యరకం ప్రాజెక్టులలోను అయిదింటికి అనుమతి లభించింది. త్వరలోనే మరి రెండింటికి అనుమతి లభించనున్నది.

ఇరిగేషన్ పథకాలలో అనేకం సాంకేతికచిక్కుల ఫలితంగా, నిపుణులు, యంత్ర సామగ్రి కొరత ఫలితంగా యిబ్బందులు యెదుర్కొన్నాయి. ఆంధ్రప్రాంతంలో ద్వితీయ ప్రణాళికలో 14 మధ్యరకం ఇరిగేషన్ పథకాలను చేర్చారు. వీనిలో నాలుగింటిని మాత్రమే అమలుజరపడం ప్రారంభమయింది. వీనినిబట్టి చూడగా తెలంగాణా ఆంధ్రప్రాంతాలలో ఇరిగేషన్‌పథకాల విషయంలో ఎలాంటి విచక్షణ ప్రదర్శించడం లేదనేది ఋజువయింది.

రోడ్ల నిర్మాణంలో సాధ్యమయినంత మేరకు ప్రణాళికా లక్ష్యాలను చేరుకోడానికి ప్రయత్నాలు జరిగాయి. రోడ్ల నిర్మాణంలో ప్రణాళికలో మొదట నిర్ణయించిన లక్ష్యాలను తగ్గించడం జరిగిందికాని తెలంగాణాలో మాత్రం 219 లక్షలనుండి 185 లక్షల వరకు తగ్గించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ పథకంలో 171 లక్షల వరకు తగ్గించడం జరిగింది. ఈదృష్టితో చూస్తే పై తగ్గింపు చాల తక్కువ మాత్రమే.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆంధ్రలో 681 గ్రామాలకు, తెలంగాణాలో 19 గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా ఏర్పాట్లు జరిగాయి. 1961 మార్చి నాటికి ఆంధ్రప్రాంతంలో 2328 గ్రామాలకు, తెలంగాణాలో 483 గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా ఏర్పాట్లు పూర్తి అవుతాయి. ఆంధ్రప్రాంతంలో 2 వ్వర రెట్లు మాత్రమే విద్యుచ్ఛక్తి సౌకర్యాలు ఎక్కువకాగా, తెలంగాణాలో 19 రెట్లు ఎక్కువయ్యాయి.

ప్రభుత్వోద్యోగాలు

ప్రాంతీయ సంఘం అధ్యక్షుని పత్రికా గోష్ఠికి సంబంధించి పత్రికలో ఒక ప్రకటన వెలువడింది. ప్రణాళికా, స్థానిక - స్వపరిపాలనా శాఖలో కీలకమైన ఉద్యోగాలన్నింటిలోను ఆంధ్రప్రాంతానికి చెందిన వారే వున్నారని ఆప్రకటన పేర్కొన్నది. సీనియర్ ప్రభుత్వోద్యోగులను ప్రాంతీయ వివాదాలలోనికి లాగడానికి జరిగే ఎట్టి ప్రయత్నాన్ని గాని ప్రభుత్వం ప్రోత్సహించదు. సీనియర్ అధికారులందరూ ముఖ్యంగా అఖిల భారత ఉద్యోగాలలో వున్న వారందరూ చిత్తశుద్ధితో ప్రభుత్వానికి సేవచేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను అమలు జరపడంలో విశ్వాసంతో కృషిచేస్తున్నారు. మంత్రివర్గపు సమిష్టి బాధ్యతకు సంబంధించిన విషయాలలో ఈ అధికారులు ప్రాంతీయాభిమానాన్నిచూపారని ఆరోపించడం చాలా అన్యాయం. ఉన్నవివరాలు ఇవి:

ప్రణాళికా శాఖలో కార్యదర్శి ఆంధ్ర అధికారి. సంయుక్త కార్యదర్శి తెలంగాణా అధికారి. డిప్యూటీ కార్యదర్శులలో ఒకరు ఆంధ్రకు చెందినవారు, ఇద్దరు తెలంగాణాకు చెందినవారు. అలాగే డిప్యూటీ డెవలప్‌మెంట్ కమీషనర్లలో కూడా ఒకరు ఆంధ్రకు చెందినవారు. ఇద్దరు తెలంగాణాకు చెందినవారు. సెక్రటేరియట్ మొత్తంగా తీసుకుంటే కార్యదర్శి హోదాలో గల 14మంది అధికారులలో ఏడుగురు ఆంధ్రకు చెందినవారు, ఏడుగురు హైదరాబాద్‌కు చెందినవారు.

నలుగురు జూనియర్ కార్యదర్శులలోనూ ముగ్గురు తెలంగాణావారు, ఒకరు ఆంధ్రకు చెందినవారు. ఆంధ్రకు చెందిన అధికారిని పదవీ విరమణ అనంతరం తిరిగి నియమించారు. న్యాయశాఖలో డ్రాఫ్ట్సుమన్ హోదాలోగల ఇద్దరు అధికారులలో ఒకరు పదవీ విరమణచేసిన తెలంగాణా అధికారి, మరొకరు ఆంధ్రకు చెందినవారు.

డిప్యూటీ కార్యదర్శులలో ఆంధ్రకు చెందినవారు పదముగ్గురు, తెలంగాణాకు చెందినవారు 18 మంది అనగా 48మంది సీనియర్ అధికారులలోనూ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు 20 మంది, తెలంగాణాకు చెందినవారు 28 మంది. సీనియర్ ఉద్యోగాలలో తెలంగాణావారికి అవకాశాలు తక్కువగా వున్నవని ఆరోపించడం సరిగాదని దీనివలన తేట తెల్లమవుతున్నది.

రాష్ట్రంలోని యితర వెనుకబడిన ప్రాంతాలలో వలెనే తెలంగాణాలో కూడా తగినంతమంది సమర్థులయిన ఉద్యోగులు లభించడం లేదనేకాని, తెలంగాణావారిని ఒకవర్గంగా పరిగణించి, పక్షపాతం చూపడం జరగలేదు.

ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు తమ ప్రకటనలో రెండు ప్రత్యేక విషయాలను పేర్కొన్నారు. మొదటి విషయంలో అయన వ్యవసాయ క్షేత్రాల అమ్మకాన్ని పరిమితం చేస్తూ శాసనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆశాసనానికి సంబంధించి ఒక బిల్లు సిద్ధం చేయబడి వున్నది. శాసనసభ రానున్న సమావేశంలో ఆబిల్లు ప్రవేశపెట్ట బడుతుంది.

ఇక రెండవ విషయం—వరంగల్‌లోని కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ కళాశాలలో తెలంగాణా ప్రాంతంవారికి స్థానాలను రిజర్వు చేయాలంటూ ప్రాంతీయ సంఘం చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం త్రోసి పుచ్చిందని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అది అఖిలభారత సంస్థ. భారతప్రభుత్వంచే నియమించబడి, భారతప్రభుత్వానికి బాధ్యులై వుండే అధికారుల సంఘం మాత్రమే విద్యార్థులను చేర్చుకొనే విషయంలో అధికారం కలిగి వుంటుంది. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి అధికారం లేదు. ఈ సంస్థ అఖిల భారత విధానాన్ని అనుసరిస్తుంది. అందుచేత తెలంగాణాకు గాని, మరే ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడానికి వీలుండదు.

ముఖ్యమంత్రిగాని, ఇతర మంత్రులు (తెలంగాణా మంత్రులతో సహా) గానీ ప్రాంతీయ సంఘానికి గౌరవం ఇవ్వడం లేదనీ అధ్యక్షుడు ఆరోపించారు. అనేక బాధ్యతలను నిర్వహించడంలో పనివత్తిడివల్ల ఆయాశాఖలకు సంబంధించిన మంత్రులు కొన్నికొన్ని సందర్భాలలో ప్రాంతీయ సంఘ సమావేశాలకు హాజరుకాలేకపోయి వుండవచ్చును. అటువంటి సందర్భాలలో కూడా వారి తరఫున మరికొందరు మంత్రులు హాజరవుతున్నారు. ప్రాంతీయ సంఘానికి సహాయం చేయడానికి మంత్రులు ఎల్లప్పుడు సిద్ధంగా వుంటారని ప్రభుత్వం హామీయిస్తుంది. అంతేకాదు ప్రాంతీయ సంఘం నిర్ణయాలపట్ల ప్రభుత్వం శ్రద్ధ, గౌరవంకూడా చూపుతుంది. అధ్యక్షుడు మరొక విధంగా భావించడం దురదృష్టకరం.

ఉన్న నిజా నిజాలను అందరూ గుర్తించ గలగాలని ప్రభుత్వం ఈ శ్వేత పత్రాన్ని ప్రజల ఎదుట వుంచుతున్నది. ప్రభుత్వం కావాలని తెలంగాణా పట్ల అశ్రద్ధ వహిస్తున్నదనడం ఉచితం కాదు. అంతేకాదు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా తెలంగాణా పట్ల ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నది. ఈశ్వేత పత్రంలో స్పష్టంచేయబడిన వివరాలు ఉభయ ప్రాంతాల మధ్య ఏర్పడిన విభేదాలను అంతం చేయగలదని ప్రభుత్వం ఆశిస్తున్నది.

ఇథియోపియాలో భారతీయుల ఇక్కట్లు

పూర్తివివరాలకై అక్కడి మనరాయబారికి కేంద్రంఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13:— ఇథియోపియా చక్రవర్తిపై గత డిసెంబర్‌లో తిరుగుబాటు జరిగిన సందర్భంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు పెక్కు ఇక్కట్లకు లోనైనారని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అందిన ఫిర్యాదులలో ఎంతవరకు నిజమున్నదో తెలియచేయవలసినదిగా, ఇథియోపియాలో వున్న భారత రాయబారిని కేంద్ర ప్రభుత్వం కోరింది.

అడిస్ అబాబాలోనే వెయ్యి మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరి రక్షణకై భారత రాయబార కార్యాలయం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, వారికి ముందు రానున్న విపత్కర పరిస్థితినిగురించి అయినా సూచించలేదని, నగరంలో వున్న ఇతర దేశాల వారికి ఆయా దేశాల రాయబార కార్యాలయాలు రక్షణ కల్పించినా, మన కార్యాలయం అలాంటిదేమీ చేయలేక మిన్నక చూస్తూ వుండిపోయినదని ఫిర్యాదులు చేరాయి.

భారత కార్యాలయం అవలంభించిన ఈ ధోరణిపట్ల తమ అసంతృప్తిని వెలిబుచ్చుతూ అడిస్ అబాబాలో వుంటున్న భారతీయులు ఇక్కడ పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా లేఖలుకూడా వ్రాశారు. కనుక ఈ సమస్య పార్లమెంటు సమావేశంలో ఏదో ఒకరూపాన చర్చకు రాగలదు.

ప్రజల "ఆరోగ్యం" సక్రమంగా లేదు

జబల్పూరు అల్లర్లపై శ్రీ నెహ్రూ వ్యాఖ్య

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 13:— జబల్పూరులో ఇటీవల జరిగిన అల్లర్లు చూస్తే ప్రజల "ఆరోగ్యం" సక్రమంగాలేనట్లు తెలుస్తున్నదని ప్రధాని నెహ్రూ నేడిక్కడ కాంగ్రెసు పార్లమెంటరీపార్టీ సమావేశంలో అన్నారు.

"ఇద్దరు యువకులు యువతిపై అత్యాచారం చేయడమన్నది నిజంగా క్షమించరాని నేరమే. దానిని మనం నిరసించవలసినదే. కాని జబల్పూరులో జరిగిన సంఘటనలు మన ఆరోగ్యం సరిగా లేదని సూచిస్తున్నవి" అని శ్రీ నెహ్రూ అన్నారు.

పరిపాలన బలహీనంగా వుండడంవల్ల ఈ అల్లర్లు సంభవించలేదని, ఇందుకు ప్రజలు, పరిపాలన కూడా బాధ్యులేనని ఆయన అన్నారు.

జబల్పూరు అల్లరులను గురించి పండిట్ పంత్ రేపు పార్లమెంటులో ఒక ప్రకటన గావించవచ్చునని కూడా నెహ్రూ తెలియజేశారు.

ఆచార్య వినోబా శరణుజొచ్చినదొంగలు

తొమ్మిదిమందికి శిక్షలు

భోపాల్, ఫిబ్రవరి 13 :— ఆచార్య వినోబాభావేకు లొంగిపోయి పట్టుబడిన 19మంది బందిపోటుదొంగలలో తొమ్మిదిమందికి శిక్షవిధించారని మధ్యప్రదేశ్ విధానసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ నిన్న ముఖ్యమంత్రిడాక్టర్ కె.యన్.కట్జూ తెలియజేశారు. లైసెన్సు పొందకుండా ఆయుధాలు కలిగి ఉన్నామని వారు నేరాన్ని అంగీకరించిన పిమ్మటనే కోర్టు శిక్షవిధించిందన్నారు.

ఫ్రెంచి రాయబార కార్యాలయంపై లావోస్ సైనికుల ముట్టడి

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

వియన్‌టియేన్, ఫిబ్రవరి 13 :— తమ అధీనంనుంచి తప్పించుకు పారిపోయిన ఒక ఫ్రెంచి పత్రికా విలేఖరిని వశపర్చుకొనడానికి గాను లావోస్‌ప్రభుత్వదళాలు నేడిక్కడ ఫ్రెంచి రాయబార కార్యాలయాన్ని ముట్టడించాయి.

గత శుక్రవారంనాడు అరెస్టయిన ఈవిలేఖరి శనివారంఉదయం మిలిటరీ కస్టడీనుంచి తప్పించుకొని ఫ్రెంచి రాయబార కార్యాలయంలో తలదాచుకొంటున్నాడు.

దాదాపు 600 మంది లావోస్ సైనికులు తుపాకులు ఎక్కుపెట్టి ప్రస్తుతం రాయబార కార్యాలయం చుట్టూరా నిలబడి ఉన్నారు.

తాము ఎందుకు వచ్చినదీ రాయబార కార్యాలయం అధికారులతో సైనికులు ఇంతవరకు ఎట్టి ప్రస్తావన గాని చెయ్యలేదు. తుపాకులు ఎక్కుపెట్టి నిశ్శబ్దంగా రాయబార కార్యాలయంనుంచి ఎవర్నీ బైటికి రానివ్వకుండా కాపలాకాస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తన కార్యాలయంలో తలదాచుకొన్న ఫ్రెంచి విలేఖరిని (పాల్‌వాఘన్) స్వదేశం పంపివేయడానికి అనుమతించ వలసినదిగా కోరుతూ ఫ్రెంచి రాయబారి ప్రిన్స్‌బౌనోమ్‌కు ఒక లేఖ పంపించాడు. అయితే దానికి ఇంతవరకు ఎట్టి జవాబుగాని రాలేదు.

సైనికులు యథాప్రకారం రాయబార కార్యాలయాన్ని కాపలాకాస్తున్నారు.

నర్సాపురం నాటక కళాపరిషత్తు

1. తృతీయ నాటక కళాపరిషత్తు ప్రదర్శన పోటీలు నర్సాపురంలో 1961 ఏప్రిల్ ఆఖరివారంలో జరుగనున్నవి.
2. ఆంధ్రప్రదేశ్‌లోని నాటక సంఘములే కాక రాష్ట్రేతర నాటకసంఘములు కూడా ఈపోటీలలో పాల్గొనవచ్చును.
3. ఇతివృత్తము, సాంఘికము, పౌరాణికము చారిత్రాత్మకము మొదలైనవి, 1—1—58 దర్శిలా వ్రాసినట్టి గాని, ప్రచురించినట్టి గాని, నాటికలు మాత్రము పోటీకి తీసుకొనబడును. పోటీచేయు ప్రతి నాటక సంఘమువారు ప్రదర్శింపబోవు నాటిక, లేక నాటకము పేరు, గ్రంథకర్త పేరు, నటీనటుల పేర్లు దరఖాస్తులో తెలుపవలెను.
4. నాటకమునకు రు. 20—00, నాటికకు రు. 10—00 ప్రవేశ రుసుము 5—3—61 తేదిలోగా కార్యదర్శికి చేరులాగున పంపవలెను. నిబంధనలు దరఖాస్తుదారులకు పంపబడును.

నర్సాపురం,
12—2—61. యామిని శీతయ్య, బి.ఎ., బియల్, అడ్వకేట్,
కార్యదర్శి.

వైద్యరత్నం పి. యస్. వారియర్

ఆర్య వైద్య శాల, కొట్టాకల్.

(కేరళస్టేట్) స్థాపితము: 1902

హెడ్డాఫీసు: కొట్టాకల్—రైల్వేస్టేషను, తిరూర్. ఫోన్: 44 తిరూర్

బ్రాంచీలు:

1.	కోజికోడ్	ఫోన్ నెం. 2155	కల్లాయిరోడ్
2.	తిరూర్	ఫోన్ నెం. 31	స్టేషన్‌రోడ్
3.	పాలఘాట్	ఫోన్ నెం. 104	వడకంతారా
4.	పాలఘాట్	సెల్ఫుడిపో	జి. బి. రోడ్
5.	ఎర్నాకులం	ఫోన్ నెం. 674	మహాత్మాగాంధి రోడ్
6.	త్రివేండ్రం	ఫోన్ నెం. 3924	స్టాచూరోడ్
7.	ఈరోడ్	ఫోన్ నెం. 172	మునిసిపల్ బస్‌స్టాండు

ప్రమాణీకరణమైన శుద్ధ ఆయుర్వేద ఔషధములు, వైద్య నిపుణుల సలహా, కొట్టాకల్‌లోని మా హెడ్డాఫీసునందును, బ్రాంచీలయందును, లభించును. కొట్టాకల్ లోని మా చీఫ్ ఫిజిషియన్‌చే జాబులద్వారా వైద్య సలహా యివ్వబడును. ప్రత్యేక తైల చికిత్స మొదలైనవి మా చీఫ్ ఫిజిషియన్ అజమాయిషీక్రింద దిగువచోట చేయబడును.

గోల్డెన్ జ్యూబిలీ నర్సింగు హోం. కట్టాకల్.
మేనేజింగ్ ట్రస్టీ.



స్టాకిస్టులు: శ్రీ దుర్గా డ్రగ్ స్టోర్స్, గాంధీనగర్, విజయవాడ—2, ఫోన్: (1063)

హిమాని

సుగంధ ద్రవ్యములలో ప్రజాదరణపొందిన పేరు.



హిమాని స్నో
నిర్దుష్టమైన ముఖవికాసమునకు

హిమాని బ్యూటీ పౌడరు
సువాసన గలది.

హిమాసర్ హెయిరాయిల్
ఉష్ణ ప్రదేశములలో చల్లగా తల దువ్వుకొనుటకు.

హిమాని ప్రయివేట్ లి.
కలకత్తా-2.

ఆంధ్ర స్టేటుకు డిస్ట్రిబ్యూటర్లు:
జగం అండ్ కంపెనీ.
అచ్యుతరామయ్య వీధి, హనుమాన్‌పేట, విజయవాడ—2.

మద్రాసు స్టేటుకు డిస్ట్రిబ్యూటర్లు:
బి. సి. రాజా అండ్ కంపెనీ.
6/22, ...

జోషినా, శ్లేష్మం, శ్వాసకోశ బాధ నివారించును. అది ఒంటి నొప్పులను, శరీరం పులకరించడం మొదలైన వాటిని పోగొట్టి, జలుబు రాకుండ మంచి నిరోధకశక్తి కలిగించును.

Hamdard DELHI - KARACHI - Patna

ప్రకటన

పశ్చిమ గోదావరిజిల్లా ఆఫీషియలు రిశీవరు వారి ఆఫీసులో, యేలూరు.

I. P. No. 30/53. O. R.
I. P. No. 24/52 E.S.C. File

పిటిషనర్లు: యిన్‌సాల్వెంట్లు: 1. శ్రీ పోశింసెట్టి సత్తెయ్య, 2. యీ మావుళ్ళు, 3. శ్రీ అంబటి రామమూర్తి, 4. యీ సుబ్బారావు, 5. శ్రీ మోకా వెంకట్రావు.

అండ్

క్రెడిటర్లు: శ్రీమతి రామాయణం అన్నపూర్ణమ్మ వగైరాలు.

పై నంబరులో యిన్‌సాల్వెంట్లు తాలూకు యీ దిగువ షెడ్యూలు దాఖలా అస్తులను మా ఆఫీసులో ది 16 మార్చి 1961 సంవత్సరం లేదిని పుదయము 11 గంటలు అగాయితు వేలంవేయబడును.

ఆస్తి వివరం:

పశ్చిమగోదావరిజిల్లా తణుకుతాలూకా తణుకు సబురిజిస్ట్రారులో చేరిన తూర్పువిప్పర్రు గ్రామం తాలూకు 1,2 పిటిషనర్ల తాలూకు 2/3 వంతు జాయింటుపాటా జిరాయితీ పల్లం రివిజను సర్వే నె 154/6 రులో పుత్తరం య. 0.09½ ట్లు భూమి, యిందులోని పశువులశాలకు హద్దులు: తూర్పు: పంటకాలువ. పుత్తరం పుంత, పడమర: నర్సాపురం—నిడదవోలు రోడ్డు, దక్షిణం: కాట్నం సత్యనారాయణ, యీ హద్దుల మధ్య య. 0.9½ ట్లు భూమి యిందులోని పశువులశాల సహా లో 2/3 వంతు — సర్కారు పాట రు. 500—

1. డిటో గ్రామంతాలూకు 1 వ ప్రతి యిల్లు స్థలముకు హద్దులు. తూర్పు: చెరువు, దక్షిణం: పుడిసి క్రిష్ణారావు వగయిరా, పడమర: 2 వ అయిటం, పుత్తరం: రామాయణం మున అయ్య యీహద్దులమధ్య చ. గ. 165 ల స్థలం

2. డిటో గ్రామంతాలూకు 2 వ అయిటముకు హద్దులు. తూర్పు: ఐటం ఎ. దక్షిణం: పుడిసి క్రిష్ణారావు వగయిరా, పడమర: మోకా వెంకట్రావు, పుత్తరం: పోశింసెట్టి వెంకట్రామయ్య వగయిరా. యీ హద్దులమధ్య చ. గ. 126½ ల స్థలం. వెరశి 1, 2 అయిటములు చ. గ. 291½ ల స్థలం యిందులోని పెంకుటిల్లు తల్పులు ద్వారబంధములు సహా — సర్కారు పాట రు. 8000—

2. ఎ. 3,4 పిటిషనర్ల తాలూకు తూర్పు విప్పర్రు గ్రామంతాలూకు యీనాం మెరక పల్లం ఆర్. ఎస్. నెం. 34/2 బి. య 2.90 ట్లు లో పడమర య. 1—68½ ట్లులో పడమర య. 0—68½ ట్లుకు హద్దులు తూర్పు: రెడ్డి సుందరమ్మ, దక్షిణం: శ్రీ మల్లేశ్వరస్వామివారి భూమి, పుత్తరం: పడమర: కుమ్మ యీనాం. యీ హద్దులమధ్య య. 0.68½ ట్లు భూమి. సర్కారుపాట రు. 2000—

బి. డిటో గ్రామంతాలూకు జిరాయితీపల్లం ఆర్. ఎస్. నెం. 89/5రులో మధ్య య0.20½ ట్లు భూమికి హద్దులు. తూర్పు: అంబటి వీరయ్య, దక్షిణం: గడునాయిలు రామన్న, పడమర: అంబటి సూరయ్య, పుత్తరం: దొండపూడి చిన్నయ్య, యీ హద్దులమధ్య య. 0.20½ ట్లు భూమి — సర్కారు పాట రు. 500—

సి. డిటో గ్రామంతాలూకు యీనాం మెరక ఆర్. ఎస్. నెం. 112*5 రు య. 0.32½ ట్లులో దక్షిణం: య. 0.15 ట్లుకు హద్దులు. తూర్పు: నర్సాపురం కాలువ. దక్షిణం: బొంది కాలువ, పడమర: ఆర్యాపుపల్లి పద్మనాభం, పుత్తరం: అంబటి సత్యనారాయణ, యీ హద్దుల మధ్య య. 0.15 ట్లు భూమి — సర్కారు పాట రు. 400—

డి. డిటో గ్రామంతాలూకు య. 0.05 ట్లు నివేశనస్థలం యింటికి హద్దులు. తూర్పు: మెయినురోడ్డు,దక్షిణం : కొటికలపూడి నర్సన్న పడమర: చెరువు, పుత్తరం: పోరంబోకు. యీ హద్దులమధ్య య. 0.05 ట్లు స్థలం యిందులోని పెంకుటి యిల్లు తల్పులు ద్వారబంధములు సహా — సర్కారుపాట రు. 2000—

3. బి. 5 వ పిటిషనరుతాలూకు తూర్పు విప్పర్రు గ్రామంతాలూకు యిల్లు స్థలముకు హద్దులు. తూర్పు: పోశింసెట్టి సత్తెయ్య, పుత్తరం: జాయింటు సందు, పడమర: పుడిసి సత్తెయ్య, దక్షిణం: పుడిసి రామస్వామి, యీ హద్దులమధ్య చ. గ. 96½ ల స్థలం యిందులోని యింటిలో సగంవంతు. సర్కారుపాట రు. 300— లు.

పా క ల రా మా రా వు.
ఆఫీషియలు రిశీవరు. పశ్చిమ గోదావరిజిల్లా.

రేడియో

గురువారం, ఫిబ్రవరి 16
శక 1882 మాఘ 27

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, కార్యక్రమ వివరం, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 విజయవాడ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు,8—30 సంగీత పరిచయ కార్యక్రమం, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 స్త్రీ సంసార్ (ఉర్దూ), 1—30 రేడియో పాఠశాల (విజయవాడనుండి రిలే), 1—50 తెలుగులో వార్తలు, 2—00 డి. వి. పలూస్కర్: ఖయాల్, 2—10 ఉర్దూలో వార్తలు,2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 సంగీత శ్రోతలకు, 7—00 తెలుగులోవార్తలు, 7—15 కవాని (ఉర్దూ), 7—30 పల్లెటూరి పేనుకలు (ప్రయాణికుల బస్సు), ప్రసంగము, కె. భీమశంకరం, 7—40 విరామ సంగీతం, 7—45 రాగం, తానం, పల్లవి (మద్రాస్‌నుండి రిలే), 8—40 విరామ సంగీతం, 8—45 మాటేటి: సితార్, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 9—30 అఖిల భారతరూపక కార్యక్రమము, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం (ఢిల్లీనుండి రిలే), 10—00 లక్ష్మీ శంకర్: ఖయాల్ : పూర్వికల్యాణి, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం 12—30 హైదరాబాద్ ఎ వలె, 1—00 టి. జి. పద్మనాభన్, 1—30 హైదరాబాద్ ఎవలె, 2—10 శాస్త్రీయ సంగీత్, 2—20 టి. జి. పద్మనాభన్, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రం 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 లలిత్ సంగీత్, 9—30 హైదరాబాద్ ఎ వలె,10.30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 కుంకలగుంట సైదుల్‌సాహెబ్ : నాదస్వరం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము(హైదరాబాద్‌నుండి రిలే),1 00 కుంకలగుంట సైదుల్‌సాహెబ్ : నాదస్వరం, 1—50 తెలుగులో వార్తలు, 3—30 లలిత సంగీతం, ఎ. కె. సి. నటరాజన్ : క్లారినెట్, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, 4—15 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయవార్తలు 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 ప్రసంగము (హైదరాబాద్ నుండి రిలే), 7—45 రాగం, తానం, పల్లవి (మద్రాస్‌నుండి రిలే), 8—40 లలిత సంగీతం ఎన్. వరలక్ష్మి, ఎ. ఉమ, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 ఫిల్మ్ సంగీతం, 9—30 అఖిల భారత రూపక కార్యక్రమము, దుర్గాపూర్ ఉక్కుకర్మాగారము (ఢిల్లీనుండి రిలే), 10—00 సంగీత రూపకాలనుండి పాటలు, కృష్ణవేణి : మణిమేఖల, శీలామాధవం, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళములో వార్తలు, 7—30 పురందరదాసు కృతులు : వి. సుశీల, 8—00 మధురగీతం, మధ్యాహ్నం 1—00 మహిళా మండలి, స్త్రీల కార్యక్రమం, 1—30 గానమంజరి, 1—40 హిందీలో వార్తలు, 1—50 గీతమంజరి, 2—00 తమిళమున వార్తలు, 2—40 వాతావరణ సూచన, సాయంత్రం 5—30 పయ్యూర్ ఎస్. ఏకాంబరంపిళ్లై : నాదస్వరం, 7—15 తమిళమున వార్తలు, 7—40 వాద్య సంగీతము, 7—45 రాగం, తానం, పల్లవి (తిరుచ్చినుండి రిలే), 8—40 వాద్య సంగీతం, 8—45 సంగీత మాల, 9—00 ఎ. వేదనాయకి, 9—30 సంగీతామృతం, మహారాజపురం విశ్వనాథఅయ్యర్, టి. ఆర్. మహాలింగం : వేణువు, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—0 తెలుగులో వార్తలు, 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆంగ్లమున వార్తలు, మధ్యాహ్నం 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆంగ్లమున వార్తలు, 1—40 గానమంజరి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సాయంత్రం5—30 సౌశ్వర్య సంగీతము, 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 ఆర్. లక్ష్మీనారాయణన్, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వేణువు, క్లారినెట్ : నిలయ విద్వాంసులు, 7—45 మద్రాస్ ఎ వలె,8—30 శ్రోతలు కోరిన పాటలు, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—25 వాద్య సంగీతం, 10—00 మద్రాస్ ఎ వలె, 10—30 ప్రసార సమాప్తి.

సహకార చక్కెర ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె

బళ్లారి, ఫిబ్రవరి 13:—

ఇక్కడకు 30 మైళ్ళదూరంలో కంపాలివద్ద వున్న సహకార చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు 500 మంది, నిన్నటనుంచి సమ్మె ప్రారంభించారు. ఫలితంగా ఫ్యాక్టరీ మూతపడింది.

ఫ్యాక్టరీకి బాగాలాభాలు వచ్చాయి కనుక తమకు జీతాలు హెచ్చించాలని, బోనస్ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. సమ్మెపరిష్కారానికి సంప్రతింపులు సాగుతున్నాయి.

భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

కొంతమంది భక్తులదగ్గరనుంచి చిల్లరగా వసూలుచేసినది, భీమవరం 62—86
శ్రీ పిన్నంరాజు వెంకట్రాజు, దుంపగడప 60—00
శ్రీ ముక్కా లక్ష్మీసూర్యనారాయణ, ఆకివీడు 25—00
శ్రీ కనుమూరి కృష్ణంరాజు, ఆయి భీమవరం 25—00
శ్రీ మంతెన సత్యనారాయణరాజు, చెరుకుమిల్లి 25—00
శ్రీ నేదెళ్ళ చెంచయ్య, శిద్దాపురం 10—00
శ్రీ నేదెళ్ళ రామబ్రహ్మం, శిద్దాపురం 10—00
శ్రీ కక్కెర్లపూడి కుసుమేశ్వరరావు, పెదకాపవరం 10—00
శ్రీ తోట సుందరరామయ్య, కోళ్ళపర్రు 10—00
శ్రీ యిందుకూరి అమృతరామరాజు, చినకాపవరం 10—00
శ్రీ కానూరి అప్పారావు, చినకాపవరం 10—00
శ్రీ మల్లారెడ్డి జగ్గయ్య 10—00
శ్రీ పాపోలు వెంకట్రామయ్య, మాదివాడ 5—02
శ్రీ జంపన వెంకట్రాజు, శిద్దాపురం 5—00
శ్రీ భూపతిరాజు సుబ్బరాజు, శిద్దాపురం 5—00
శ్రీ కలవల సూరయ్య, శిద్దాపురం 5—00
శ్రీ కనుమూరి రామరాజు, శిద్దాపురం 5—00
శ్రీ పెనుమత్స సుబ్బరాజు, ఆకివీడు 5—00
శ్రీ మల్లారెడ్డి వీరభాస్కరరావు, అప్పారావుపేట 5—00
శ్రీ మేడవరపు సూరయ్య, అప్పారావుపేట 5—00
శ్రీ నంద్యాల సీతారామయ్య, కుప్పనపూడి 5—00
శ్రీ పాలికి నరశింహారావు, కుప్పనపూడి 5—00
శ్రీ బండారు కనకయ్య, కోళ్ళపర్రు 5—00
శ్రీ బండారు చినసోమయ్య, కోళ్ళపర్రు 5—00
శ్రీ గొట్టుముక్కల సూర్యరాజు, చినకాపవరం 5—00
శ్రీ ఆముదాలపల్లి వెంకటప్పయ్య, చినకాపవరం 5—00
శ్రీ ముత్యాల చిన సీతారామయ్య, బావాయిపాలెం 5—00
శ్రీ మల్లారెడ్డి శేషగిరిరావు, తరటావ 5—00

రూ. 4—00 లు విరాళ మిచ్చినవారు :— ఘంటసాల మహంకాళి, వేగేశ్న సూర్యనారాయణరాజు.

రూ. 3—00 లు విరాళ మిచ్చినవారు : పెరుమాళ్ళ సత్యనారాయణమూర్తి, శ్రీ మర్రి మల్లారెడ్డి.

రూ. 2—00 లు విరాళ మిచ్చినవారు :— భూపతిరాజు హనుమంతరాజు, ఘంటసాల జమ్మిరాజు, జంపన వెంకట్రాజు, భూపతిరాజు కృష్ణంరాజు, కొండవీటి వెంకటనర్సయ్య, భూపతిరాజు బాపిరాజు, అల్లాడి వీరమల్లయ్య, వేగిరాజు మల్లప్పరాజు, దాట్ల సన్యాసిరాజు, వేగిరాజు మల్లప్పరాజు, కొటికలపూడి నర్సయ్య, కేశిరెడ్డి కృష్ణమూర్తి, కేశిరెడ్డి వెంకట్రామయ్య, కానుమిల్లి వాగన్న, మల్లారెడ్డి వెంకటేశ్వరరావు, పోతరాజు సూర్యనారాయణ, గరికిపాటి మునయ్య, అన్నం నాగేశ్వరరావు.

రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు. భూపతిరాజు సూర్యనారాయణరాజు, భూపతిరాజు అప్పిరాజు, నల్లపురాజు సూర్యనారాయణరాజు, తమ్మినేని మునయ్య, నంబూరి వెంకట్రామరాజు, దుంపల వెంకన్న, ఆకురాల వెంకన్న, కటారి పిచ్చయ్య, చింతాడ పోలయ్య, బండా కృష్ణమూర్తి, మోటుపల్లి యోగేశ్వరరావు, కోయ రామారావు, యన్. గోపాలరావు, మోరా కుటుంబరెడ్డి, మోటుపల్లి నారాయణమూర్తి, కె. వెంకయ్య, పెనుగొండ రామదండు, బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, కొటికలపూడి లక్ష్మయ్య, కుందరాజు సూర్యనారాయణరాజు, పువర్తి వెంకటచలం, క్రొవ్విడి అమృతరామయ్య, కుందరాజు బుల్లి సత్తిరాజు, గొల్లపల్లి కనకం, కాకరపర్తి సోమరాజు, బొల్లా గురుమూర్తి, కొల్లి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి వెంకయ్య, మేడవరపు వెంకయ్య, గాదిరాజు రామకృష్ణంరాజు, కునాధరాజు సూర్యనారాయణరాజు, కె. వి. వెంకయ్య, కటారి పిచ్చయ్య, కునాధరాజు బుల్లి సత్తిరాజు, కటారి వెంకటపతి, అంగర బైరాగి, బేయ నాగభూషణం, తాడిపెద్దిరాజు, చింగిడి చిన పైడియ్య, కాకమూడి సుబ్బారావు, కేశిరెడ్డి జానకిరామయ్య, బయిను వీరన్న, కేశిరెడ్డి వరకురామయ్య, కేశిరెడ్డి గంగయ్య, కేశిరెడ్డి వీరయ్య, జేగం సుబ్బారావు, యన్. వి. సత్యనారాయణరాజు, కనుమూరు రామరాజు, ముదుండి అప్పలరాజు, తెట్ల రామన్న, కొత్తపల్లి బాపిరాజు, వేగేశ్న లక్ష్మిపతిరాజు, యిందుకూరి వెంకటరామకృష్ణంరాజు, చెన్నంసెట్టి సత్యనారాయణ, నాతిరెడ్డి లక్ష్మన్న, వానపల్లి వెంకన్న, గొట్టుముక్కల సుబ్బరాజు, బోణ నర్సయ్య, క్రొవ్విడి సీతారత్నం, దార్ల వెంకయ్య, కొత్తపల్లి సత్యనారాయణమూర్తి, పిన్నంరాజు కృష్ణంరాజు, ముద్దాన యర్రయ్య, కమల సత్యనారాయణ గొట్టుముక్కల వెంకట్రామరాజు, తారామట్టిపల్లి సీతారామాంజనేయులు, యర్రా తమ్మయ్య, ముత్యాల పెద సత్యనారాయణ, ముత్యాల అలివేలమ్మ, ముత్యాల కొండయ్య, ముత్యాల చిన సత్యనారాయణ, అడపా లక్ష్మయ్య, మోటుపల్లి వెంకటరత్నం, బొల్లం నారాయణమూర్తి, మోటుపల్లి సుబ్బారావు, శిల్లా నరసయ్య, మల్లి గంగరాజులు, కొటికలపూడి సుబ్బయ్య, బునకపోయిన అంజనేయులు, చోడగము చిట్టెమ్మ.

0—50 పయాన్సైనలు విరాళమిచ్చినవారు: బలే వెంకటచలం, జల్లా వెంకటరత్నం, కూనచినవెంకన్న, ఘంటసాల నెలబాలుడు, కోనచంద్రయ్య, గొట్టుముక్కల రామరాజు, బలే పెద్దియ్య, బందా నారాయణమూర్తి, శీర్ల సుబ్బయ్య, బెజవాడ వెంకన్న, అల్లూరి వెంకాయమ్మ, అల్లూరి నాగరాజు, గొట్టుముక్కల సూర్యరాజు, బాలనాగురత్నమాణిక్యం, మూల రామన్న, మహమ్మద్ ఖాదర్‌వల్లీ, మోరా గోపాలరెడ్డి, తిరుమాని దుర్గాచార్యులు, తిరుమాని మునలయ్య, భీమనాథం వీరరాఘవులు, రెడ్డి రామస్వామి, పల్లి వెంకటరామిరెడ్డి, తిపర్తి సత్తెయ్య, క్రొవ్విడి సుబ్బరాజు, కొప్పర్లపాటి సత్యనారాయణరాజు, కాకరపర్తి ప్రసాదరావు, కొంపర్ల వెంకటసత్యనారాయణ అవధానులు, జల్లు లక్ష్మమ్మ, బేతపూడి శామ్యుయేలు, వాసా గంగావలం, చొప్పెర్ల ఘంటయ్య, కుప్పర్లపాటి పేర్రాజు, యిందుకూరి రామరాజు, కటారి రంగయ్య, కుప్పర్లపాటి సత్యనారాయణరాజు, కొంపర్ల వెంకట సత్యనారాయణ అవధానులు, అడ్డాడ సాంబశివరామరాజు, మద్దూరి గురుమూర్తి సోమయాజులు, యం. నరశింహమూర్తి, నలపాల రామస్వామి, నడింపల్లి నరశింహరాజు, బొమ్మిసెట్టి లక్ష్మినర్సు, నంద్యాల సీతారామయ్య, బండారు వెంకటసుబ్బారావు, నంద్యాల వీరభద్రయ్య, నంద్యాల సత్యనారాయణమూర్తి, బండారు భూషయ్య, బేయ సుబ్బారావు, పన్నాసు పెద్దిరాజు, తాడి బంగారయ్య, కటికల తాతయ్య, గండికోట కట్టయ్య, బుద్ధరాజు సుబ్బయ్య, దాడి నరశింహమూర్తి, దేగల రామస్వామి, గూడపాటి యోహాను, పాళం పెద వెంకన్న, కటికల సత్యానందం, కేశిరెడ్డి వీరయ్య, గండికోటి వీరమ్మ, దేగల వెంకన్న, కె. వెంకన్న, కనుమూరి సూర్యనారాయణరాజు, ముదుండి నరశింహరాజు, నెక్కంటి రామమూర్తి, నుదురుపాటి వెంకటసుబ్బయ్య, సన్నికంటి దేవదానం, దారపురెడ్డి సుబ్బన్న, శింగిసీడి భూషమ్మ, కాటూరి రామన్న, యనుమల వెంకట్రామయ్య, క్రొవ్విడి సత్యనారాయణ, గుమ్ములూరి అంజనేయులు, మద్రివాడ అమ్మన్న, కొండ్రెడ్డి రత్తయ్య, యాదర రామయ్య, రుద్రరాజు గంగరాజు, కొట్టి పద్దయ్య, కొండ కిష్టయ్య, ముత్యాల వెంకన్న, మద్దాల రామన్న, పాటంసెట్టి పెద్దిరాజు, బొబ్బిలి మాణిక్యం, గిద్దా పుల్లయ్య, బండ్రెడ్డి దేవయ్య, ముత్యాల వరసింహం, బండ్రెడ్డి నరశింహమూర్తి, వేముల రాధాకృష్ణమూర్తి, బొబ్బిలి చినవీరన్న, బండారు వెంకన్న, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, యర్రి రామమ్మ, దివ్వెల కొండయ్య, పచ్చిగోళ్ళ వెంకటసుబ్బారావు, అద్దేపల్లి రామమూర్తి, అమ్మూరి జానికమ్మ, అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ముంజలూరి వెంకటగోపాలకృష్ణమూర్తి, పచ్చిగోళ్ళ శ్రీరాములు, పచ్చిగోళ్ళ నరశింహమూర్తి, అంగలూరు తిరువళ్ళూరు తిరువెంకట వీరరాఘవాచార్యులు, ఎ. చిట్టెయ్య, మోటుపల్లి కృష్ణమూర్తి, తోట సత్తెయ్య, పుప్పాల సత్యనారాయణమూర్తి, మోటుపల్లి బ్రహ్మన్న, యింటి అచ్చయ్య, వేశిరెడ్డి ముత్యాలు, గనుకుల వీరరాఘవులు, యం. సుబ్బారాయుడు, కోపెల్ల నాగరత్నం, దంతులూరి అప్పలరాజు, కొల్లా మహాలక్ష్మమ్మ, మంచెం సుబ్బారావు.

భూపతిరాజు రామమోహనరాజు 2—55, గెడ్డవలస అప్పలరామయ్య 2—50, దుంపల వెంకన్న 1—06, పూరపద్దాల వెంకన్న 1—08 పట్నాల సత్యనారాయణమూర్తి 1—08, కొంపెర్ల వెంకటేశ్వర్లు 0—75, తోట కోదండరామయ్య 1—75, కాటూరి నాగన్న 2—50, బొల్లంపల్లి సత్యనారాయణ 2—50, కవులూరి మాణిక్యం 0—52, బందిల మునయ్య 2—25, యర్రి ధర్మరాజు 0—75, మంచాల రామావతారం 2—50, కన్నా సుబ్బారావు 0—92, అడపా బసవయ్య 1—25, పిన్నమరాజు వెంకటరాజు 1—27.

నిన్నటివరకు వసూలైయిన
మొత్తం 1,39,958—47
వెరశి 1,40,468—36

భద్రాచలంలో శ్రీరామమహాక్రతువు

శ్రీ మద్రామాయణ సామ్రాజ్య పట్టాభిషేక శ్రీరామమహాక్రతువు, భద్రాచలంలో మార్చి 23 నుండి మార్చి 31 వరకూ జరుగుతుందని కార్యకర్త శ్రీ తయ్యాల వెంకట రామనరసింహాచార్యులుగారు వరంగల్ నుండి ప్రకటిస్తున్నారు.

పిఠాపురంతాలూకా మెట్టగ్రామాలకు రిమిషన్‌కై విజ్ఞప్తి

(మన విలేఖరి)

పిఠాపురం, ఫిబ్రవరి 12 :—

పిఠాపురం తాలూకాలోని మెరక గ్రామాలలో వర్షాభావంవల్ల పంట నష్టపడటంవల్ల శిస్తు రిమిషన్‌కు ఉత్తర్వు చేయాలని, రాబోయే సంవత్సరానికి రైతులకు విత్తనాలు, తక్కావి అప్పులు మంజూరు చేయాలని పిఠాపురంతాలూకా కాంగ్రెసు సంఘాధ్యక్షులు శ్రీ యాళ్ల సూర్యనారాయణమూర్తి ప్రభుత్వానికి, రెవిన్యూ అధికార్లకూ విజ్ఞప్తి చేస్తున్నారు.

కొత్త తెలుగు మాసపత్రిక

(మన విలేఖరి)

బందరు, ఫిబ్రవరి 13 :—

'భాగ్యరేఖ'అను తెలుగుమాసపత్రికను బందరునుంచి ప్రకటించుటకు శ్రీ అప్పల వెంకటస్వామి గుప్త డిక్లరేషన్‌దాఖలు చేశారు.

"ధర్మస్వరూపుడు గాంధీజీ"

సర్వోదయపక్ష ఉత్సవసభలో మహాత్మునికి జోహారులు

విజయవాడ, ఫిబ్రవరి 13:—

దుర్గాపురం (విజయవాడ) సర్వోదయ కార్యాలయంలో జరుగుతున్న సర్వోదయపక్ష ఉత్సవమున ఆంధ్రప్రభ సంపాదకులైన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారు గత బుధవారం నాడు సాయంకాలం సమావేశంలో మహాత్మునికిజోహార్లు సమర్పించారు. ఈసందర్భంలో—తాముస్వాతంత్ర్య శంఖారావం ఆలకించి ఉద్యమంలో ప్రవేశించిన నాటి మధురస్మృతులను వివరించుతూ మహాత్ముని వైశిష్ట్యాన్ని గురించి ఈవిధంగా వెల్లడించారు.

మహాత్ముడు నిజంగా మహర్షులకోటికి చెందిన మహనీయుడని, ఆయన మాటలు — ఆయన వ్రాతలు ప్రాచీన ఉపనిషత్తులకు నవీన వ్యాఖ్యలని, ఈనాడు నేను హేతువాద దృష్టితోనే నిర్ణయం చేసుకొన్నాను.

ఆనాటి మహర్షుల సూక్తులు సమగ్ర మానవ జీవితానికి అన్వయించుకోవటం జరగలేదు. మతం వేరు, లౌకిక జీవితం వేరు అనే అభిప్రాయం సనాతన ధర్మపరాయణుల్లో పాతుకొని పోయింది. అట్లాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయం వేరు, ఆధ్యాత్మికం వేరు అని భావించారు.లోకమాన్య తిలక్, లాలా లజపతిరాయివంటి ప్రముఖులుకూడా ఇదే అభిప్రాయంతో ఉండేవారు. కాని మహాత్ముడు జీవితంలోని అన్ని రంగాలను సత్యాహింసలతో సమన్వయపరచటానికి కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యాన్ని కూడా సత్యాహింసలతోనే సంపాదించాలని ఆయన ఉద్ఘాటించాడు. ఆనాడు అనేకమంది సుప్రసిద్ధ దేశభక్తులుకూడా "అబద్ధంవా, సుబద్ధంవా" అని ఏదోవిధంగా స్వరాజ్యం సంపాదించటమే తమలక్ష్యమని తలచారు. కాని గాంధీజీ స్వరాజ్యం కంటె స్వారాజ్యానికి అత్యంతప్రాధాన్యం ఇచ్చారు. దపుర్మన్యంద్వారా, అసత్యంద్వారా, స్వరాజ్యంవచ్చినా నాకక్కరలేదు అని నిష్కర్షగా చెప్పారు. ఆమాటలువిని అనేకమంది రాజకీయ నాయకులు—"ఈ గాంధీ మడిగట్టుకొని కూర్చుని ఉపనిషత్తులు పారాయణ చేసుకుంటూ కూర్చోవలసిన వాడేగాని రాజకీయవేత్త గాడు" అని విమర్శించారు. అయినా మహాత్ముడు పట్టు విడువలేదు. జీవితమంతా ఆధ్యాత్మిక సాధనామయం కావాలని, సత్యాహింసలకు స్థానం లేని ఏరంగములోను మానవుడు ప్రవేశించ రాదని ఆయన అచంచలవిశ్వాసం. ఆయనను విమర్శించిన మహనీయులే చివరకు ఆయన అనుయాయులయ్యారు. సత్యాహింసల ఆదర్శాన్ని మహాత్ముడు చూపించిన విధానంలో ఏసుక్రీస్తు గాని, మహమ్మదుగాని, వారి శిష్యులుగాని చూపించలేదు. అట్లు చూపించి ఉన్నట్లయితే వారి శిష్యులు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించే అవకాశమే ఉండేదికాదు.

మహాత్ముడు తన ఆచరణ ద్వారా సాధనకు సిద్ధికి భేదం లేదని నిరూపించాడు. ఇంతకు ముందు "లక్ష్యంమంచిదైతే సాధనమేదైతేనేం" అనే అభిప్రాయం ప్రజానమ్మకంగా ఉంటూ వచ్చింది. కాని గాంధీజీ ఈఅభిప్రాయాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. సత్యమైనదీ, నిర్మలమైనదీ లక్ష్యంగా పెట్టుకొని అందునిమిత్తం చిత్తశుద్ధితో నిష్కామభావంతో ధర్మమార్గంలో ఎంతవరకూ పురోగమించగలమో అదే మన సఫలతకు నిదర్శనం అని ఆయన ఎలుగెత్తి చాటాడు. "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన" అనే గీతోపదేశాన్ని తు. చ. తప్పకుండా అమలు పర్చటమే మన కర్తవ్యమని ఆయన ప్రబోధం.

గాంధీజీ దేశ పునర్నిర్మాణం కోసం ఎన్నో కార్యక్రమాలు చేబట్టి వాటిని జయప్రదంగా నిర్వహించారు. వారి నిర్మాణకార్యక్రమంలో జాతీయైక్యత, అస్పృశ్యతా నివారణ, ఖద్దరు, గ్రామ పరిశ్రమలు, మహిళా జనోద్ధరణ మొదలైన మహత్తర విషయాలెన్నో ఇమిడి ఉన్నాయి. కాని వీటన్నింటికి మూలభూతమైన తత్వం ఏమిటి?అంటే వారిఅచంచలమైన దైవవిశ్వాసమే అని చెప్పవచ్చును. ఆయనమానవసేవయే మాధవసేవగా భావించి దానికోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వారిలో ఇటువంటి దైవవిశ్వాసం లేకపోతే వారి మార్గమే వేరుగా ఉండేది. అప్పుడు వారు ఈ ప్రకారం యావద్ప్రపంచానికి మార్గప్రదర్శకులై ఉండేవారు కారు. ఆయన రచనల్లో అనేకచోట్ల వారి అనన్యదైవభక్తి గోచరిస్తుంది. ఆయనలోని సర్వజనసమానత్వం, మతసామరస్యం, మానవసేవాభావం మొదలైన వాటి కన్నింటికీ ప్రేరకశక్తి ఈ దైవవిశ్వాసమే. "భగవద్భక్తి, వాల్లభ్యం గనుక— భూతకోటి అంతా భగవంతుని స్వరూపమే గనుక— దైవభావంతో నేను మానవకోటిని సేవించ గలుగుతున్నాను" అని ఆయన తన విశ్వాసాన్ని ప్రకటించారు.

మహాత్ముడు తన అంతర్వాణి ఆదేశానుసారం ప్రవర్తించేవాడు. ఇది అనేకమందికి పరిహాస స్పదంగా ఉండేది. అయినా ఆయన అకుంఠిత దీక్షతో ఇంద్రియారితమైన—తర్కాతీతమైన ఆపరమాత్మ తత్వాన్ని అనుసంధానించటంకోసం, అతని ఆజ్ఞాపాలనకోసం ఆరాటపడుతూఉండేవారు. "నిత్యసత్యమైన ఆభగవంతునిలో విశ్వాసం లేకపోతే సముద్రంనుంచి విడివడ్డ నీటిబొట్టులాగ మానవుడు తన అస్తిత్వాన్ని కోల్పోతాడు. ఆపరమాత్మునిలో దృఢవిశ్వాసం ఉన్నంతవరకే మానవుడు ఏపనినైనా నెరవేర్చగలడు." అని ఆయన ఉద్ఘోషించారు. కావుననే ఆయనకు ప్రార్థనలో గాఢమైన విశ్వాసం ఉండేది. చివరి రోజుల్లో అది గాఢతరమైంది. ఈశ్వరోపాసన, దైవభక్తి లేనిదే నైతికజీవితం కష్టసాధ్యం. శరీరంలో ఉన్నంతవరకు మానవుడు సంపూర్ణ

గృహ నిర్వహణ శాస్త్ర కళాశాల

స్థాపించాలని విద్యామంత్రి సలహా

(మన విలేఖరి)

తిరుపతి, ఫిబ్రవరి 13 :—

గృహ నిర్వహణ శాస్త్రాన్ని బోధించే కళాశాలను ప్రారంభించ వలసినదిగా ఆంధ్ర విద్యామంత్రి శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిన్న సాయంత్రం పద్మావతి స్త్రీల కళాశాల దినోత్సవానికు అధ్యక్షత వహిస్తూ సూచనచేశారు. అటువంటి కళాశాలలకు కేంద్రప్రభుత్వ సహాయం కూడా లభించగలదన్నారు. హైద్రాబాదులోని గృహ నిర్వహణశాస్త్ర సంస్థయొక్క స్థాయిని డిగ్రీతరగతులు ఏర్పాటుచేయడం ద్వారా పెంచడానికి ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు.

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు

(మన విలేఖరి)

ఖమ్మం, ఫిబ్రవరి 12:—

ఖమ్మంజిల్లాలో ఈ మధ్యజరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఖాన్మంచి గ్రామంలో శ్రీ వీరవెల్లి వెంకయ్య, శ్రీ గుండా శంభయ్య, శ్రీ కాంతయ్య, శ్రీ ముదిరెడ్డి నారయ్యరెడ్డి, శ్రీ నారబుడ్ల పులయ్య, శ్రీ శీలం గురవయ్య, శ్రీ దేగల గోపయ్య, శ్రీ పడ్డి యాగన్న కాంగ్రెసు అభ్యర్థులుగానూ, మిగతా నాలుగు సీట్లకు కమ్యూనిస్టులు ఎన్నికైనారు. రాజేశ్వరపురం గ్రామ పంచాయతీకి శ్రీ దండా పుల్లయ్య, శ్రీ దండా గోపయ్య, శ్రీ భోనగిరి లచ్చయ్య, శ్రీ వానంశెట్టి పుల్లయ్య, శ్రీ వల్లమూడి వీరయ్యగార్లు ఎన్నికైనారు. వీరందరూ కాంగ్రెసువారు. మిగతా మూడు సీట్లకు కమ్యూనిస్టులు ఎన్నికైనారు.

మధిర తాలూకాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ క్రిందివారు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైనారు:

యర్రుపాలెం గ్రామ పంచాయతీ : అధ్యక్షుడు శ్రీ జములాపురపు లక్ష్మీనరసింహారావు. ఉపాధ్యక్షుడు శ్రీ గుడేటి వెంకయ్య.

మడుపల్లె గ్రామపంచాయతీ: అధ్యక్షుడు శ్రీ యేటూరు రామకృష్ణారావు, ఉపాధ్యక్షుడు శ్రీ పూట్ల సాంబయ్య.

మాటూరు గ్రామపంచాయతీ: అధ్యక్షుడు శ్రీ బోజడ్ల కోటయ్య, ఉపాధ్యక్షుడు శ్రీ షేకు ఖమాం.

వైరా గ్రామ పంచాయతీ: అధ్యక్షుడు శ్రీ శాఖమూరి సీతారామయ్య ఉపాధ్యక్షుడు శ్రీ జంగాచిన నాగయ్య.

నాగుల వంచ గ్రామపంచాయతీ: అధ్యక్షుడు శ్రీ ఆళ్ల గోపయ్య, ఉపాధ్యక్షుడు: శ్రీ బెల్లం కొండ కేశవులు.

రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయపరిషత్తు మహాసభల ఏర్పాటు

మచిలీపట్నం ఫిబ్రవరి 11:—

ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ పరిషత్తు మహాసభలు ఏప్రిల్ 7, 8, 9 తేదీలలో అనపర్తిలో జరుపుటకు నిశ్చయించారని పరిషత్తు కార్యాలయ కార్యదర్శి శ్రీ పి.ఎస్. ఆర్. కె.ప్రసాదరావు వ్రాస్తున్నారు. వివరాలకు శ్రీ కె.వీరన్న చౌదరి, మహాసభల కార్యదర్శి, పూండూరు (వయా) ద్రాక్షారామం, తూర్పుగోదావరిజిల్లా పేర వ్రాయాలని సూచిస్తున్నారు.

శక్తివంతుడు కాజాలడు గనుక అతనికి ఏదో ఒక సురక్షితమైన ఆలంబనం అనివార్యం.

ఈనాడు మనం మహాత్ముని సందేశాల్ని మరచిపోయే స్థితిలోకి దిగజారిపోయాము. గాంధీజీ చెప్పిన విధానాన్ని ఈనాడు మన ప్రభుత్వాలు అమలు పరచటంలేదు. ఈ యంత్రయుగంలో మానవుడు యంత్రానికి బానిస కాకూడదని గాంధీజీ గట్టిగా హెచ్చరించారు. భోగపరాయణత్వాన్ని ఇంద్రియ వాంఛల్ని తగ్గించుకొని, దరిద్రనారాయణసేవ నిమిత్తం రాట్నం వడుకుతూ ఖద్దరు ధరించమని చెప్పారు. లంకాషైర్, మాంచెస్టరు మిల్లుల్ని పడగొట్టటం ఆయనకి అప్రధానం. నిరాడంబరత్వం, స్వావలంబనం, ఇవే ఆయన ముఖ్యలక్ష్యాలు. హిందూమతం సర్వమత సమన్వయాత్మకం కావటంవల్లనే ఆయన నేను రామభక్తుణ్ణని, నిజమైన హిందువునని చెప్పుకునేవారు. 'అంతా రామమయం' అని భావించే పరమభక్తాగ్రేసరునికి జాతి, మత కుల వివక్షతల ప్రసక్తి ఎక్కడిది ? గాంధీమహాత్ముడు అసలైన హిందువు—నిజమైన రామభక్తుడు—మహిమాన్వితమైన మహర్షి— ధర్మసంరక్షణార్థమై అవతరించిన దేవుడు.

శ్రీ వెంకటశేషయ్యగారితోపాటు శ్రీ సాధు సుబ్రహ్మణ్యంగారు (దండి సత్యాగ్రహి) గాంధీ మహాత్ముని దైవవిశ్వాసం, సత్యాహింసలనుగూర్చి ఉపన్యసించి,వాటి ఆచరణకోసం అందరూ రాట్నం వడకాలని ప్రబోధించారు.తరువాత'తాంబూలాలు' అనేనాటికభారతీయకళాసమితివారు ప్రదర్శించారు. శ్రీమతి హేమలతాలవణంగారు తాము గాంధీజీ ఆశ్రమాన్ని దర్శించి గాంధిగారి నిరాడంబరత్వాన్ని గురించి పొందిన అనుభూతిని, తాము కనులారా చూచిన వినోబాజీ బందిపోటు దొంగలల్ని మార్చిన అద్భుత ఘట్టాన్ని మృదుమధురంగా వివరించారు. శ్రీ ముష్టి లక్ష్మీనారాయణగారు విద్యావిధానం వ్యవసాయాధారంగా ఉండాలని స్పష్టీకరించారు. రాత్రి'అంతర్వాణి' అనేనాటకంప్రదర్శించబడింది.

10వతేదీన శ్రీ మోటూరు హనుమంతరావుగారు సామ్యవాద,సర్వోదయ లక్ష్యాలలోని సమానత్వాన్ని సాధనామార్గంలోఉండే భేదాల్ని వివరించారు. శ్రీ లవణంగారు గాంధీజీ చూపించిన సత్యాగ్రహమార్గానికి శ్రీ వినోబాజీ తత్త్వశాస్త్రం తయారుచేస్తున్నారు అని ఉపన్యసించారు. ప్రతివాసకళాసమితివారు అల్లూరి సీతారామరాజు నాటకము ప్రదర్శించారు.

11వ తేదీన శ్రీ ఉమ్మెత్తల కేశవరావుగారు, శ్రీ ఆర్. కె. రాంగారు వినోబాజీ సాగిస్తున్న భూదాన గ్రామదానోద్యమాలే సత్యాగ్రహాలని వివరించారు. శ్రీ వింజమూరి శివరామరావుగారు గాంధీజీ గొప్పను చాటే కథలు ఎన్నో చెప్పారు. రాత్రి బాపూజీ, నేతాజీ బుర్రకథదళంవారు బుర్రకథల్ని, భారతీయ కళాసమితివారు "మాలలూ మనుష్యులే" అనేనాటకం, బాపూజీ హరిజన హాస్టలు, మధిర నాట్యమండలిచే దీక్షా కంకణం నాటకం ప్రదర్శింపబడ్డాయి.

కుటికురా టాల్కం పౌడరు శరీర మంతటిని పరిమళముతో తాజాగా ఉంచును

దేహమంతా, రోజంతా తాజా దనము పొందుటకు పట్టువలె మెత్తనిది, మృదువైనది, సౌమ్యమైన ఔషధములు చేర్చబడినది మరియు తేలికైన సువాసనగల దగు కుటికురా టాల్కం పౌడరు రాసుకోండి.

కుటికురా సౌమ్యమైన ఔషధయుక్తం టాల్కం పౌడరు

పాటర్ డ్రగ్ & కెమికల్ కార్పొరేషన్ యు.ఎస్.ఎ. వారి అనుజ్ఞను ఫార్ములాకు అనుగుణ్యముగా భారతదేశములో తయారు చేసి పంపకము చేయువారు ముల్లర్ & ఫిప్స్ (ఇండియా) ప్రైవేట్ లి.

NATIONAL

కారు టైర్లు స్పెషల్ డిస్కౌంట్‌మీద దిగువ సైజులలో దొరకును:

- 670 × 15 = 700 × 16 ట్రక్కు
- 550 × 15 = 700 × 15 ,,
- 640 × 15 = 650 × 16 ,,
- 500/525 × 16 = 600 × 16 జీప్
- 500/520 × 14 = 400 × 8 స్కూటర్

—: ఫ్రీ సర్వీస్ :—

- పాత టైర్లు సరసమైన ధరలకు కొనబడును.
- చౌక రేట్లలో గ్యారంటీగా రీ ట్రెడ్డింగు చేయబడును.

SENIOR Tyre Service
99/101, Keshavji Naik Road (Dongri), Bombay-9.
Phone : 41592. Gram : SENIORTYRE.
Branch 1 : 225, Lamington Road, Bombay-7.
Branch 2 : 291, Princess Street, Bombay-2, Phone : 23085.

కుటుంబ సౌఖ్యానికి



నేడే Omega స్వంతంగా పెట్టుకొండి

Omega FANS

ఆధునిక యంత్రముల విషయంలో ఉన్నతమైన అర్హతలు, అనుభవంగల ఎలెక్ట్రికల్, మెకానికల్ యింజనీర్ల పర్యవేక్షణక్రింద శ్రేష్ఠమైన సామగ్రితో, బ్రిటిష్ స్టాండర్డు స్పెసిఫికేషనుల ననుసరించి ఒమేగా ఎలెక్ట్రిక్ ఫానులు తయారు చేయబడినవి.

రెండు సంవత్సరములు గ్యారంటీ.

వ్యాపార భోగట్టాలు కోరబడుచున్నవి.

శాంతోష్ ఇండస్ట్రీస్ కర్నిరోడ్డు, కాన్‌పూరు.

ది బ్రిల్లియంటైన్ సొగసైన ఆరోగ్యవంతమగు శిరోజములకొరకు అదిమనోహరమైన ప్రేమ లావెండర్ పరిమళమును కలిగియున్నది

పెర్లైన్ లావెండర్ బ్రిల్లియంటైన్

"మిస్ కూల్" శీతాకాలంలో పని పరిశుభ్రముగను వుంచును, కొబ్బరినూనె పరిమళముతోను జుట్టుకు సహాయపడును.

PEARLINE-PARIS PRIVATE LTD., P. O. Box 493, BOMBAY 1.

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి, 14:—
మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—00
సావరిన్	95—00
వెండి 100 తు.	241—50
వెండి 1 తు.	2—44

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 14:—

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాములు	95.00
ఎస్.ఎం.బంగారంరేకి 10 గ్రాములు	124.50
మూసాబంగారంరేకి 10 గ్రాములు	121.75
బార్‌సిల్వర్ రేకి (కి. జి.)	211.00
చిల్లర 10 గ్రాములు	2.20

ప్రకటన
గుడ్‌లక్ అండ్ కంపెనీ

40 లాంగ్సు గార్డెన్ రోడ్డు, మవుంట్‌రోడ్డు, మదరాసు—2

వారిని మద్రాసు స్టేటుకు 1—1—61 నుండి మాఏజంట్లుగా నియమించితిమని తెలుప సంతోషిస్తున్నాము. మాఖాతా దారులందరు వారికి తమ సహకారమును యివ్వ వలసిందిగా కోరుతున్నాము.

పటన్‌వాలా ప్రయివేట్ లిమిటెడ్.

182/184 అబ్దుల్ రహమాను వీధి, బొంబాయి—3

అఫ్ఘన్ స్నో సౌందర్య పోషకముల సోల్ డిస్ట్రిబ్యూటర్లు.

రాంతీర్థ బ్రాహ్మీ నూనె

(స్పెషల్ నెం. 1) రిజిష్టర్డు

చుండు, వెంట్రుకలు రాలుట మాన్పి, వెంట్రుకలను పట్టువలె మృదువుగాను, కాంతిగాను నల్లగాను చేయు అమూల్యమైన హెయిర్ టానిక్. ఇది మెదడును చల్లబరచి, జ్ఞాపకశక్తిని పెంపొందించి, కండ్ల వేడిమి, నిరంతర శిరోబాధ తగ్గించును. హాయిగా నిద్ర పట్టించును.

యోగాసన చార్టు — సచిత్రమైన మా యోగాసన చిత్రపటంలో చూపిన వివిధ యోగాసనముల నిరంతర అభ్యాసమువల్ల ఆరోగ్యకరమైన మంచి శరీరదార్ఢ్యత పొందండి. పోస్టేజితో ధర రు. 3/— లు మాత్రమే.

శ్రీ రాంతీర్థ యోగాశ్రం

దాదర్, బొంబాయి 14.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 14:—

కాటన్‌సీడ్ అర్థవరి—	రు. 146.00
ఇండియన్ జరన్—	రు. 24.60
బంగారం (పాల్సు)	రు. 121.90
వెండి పాల్సు)—	రు. 207.10
ప్రత్తి జరిల్లా ఏప్రిల్	555.00
వేరుసెనగ (మే)	217.75
ఆముదాలు (మే)	169.75

మద్రాసు మార్కెట్ ధరలు

వేరుశనగపప్పు (30 కె. జి. ఎస్. బస్తా	
కోరమాండల్	77—77.50
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారికి	451.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్యాన్	
ఎం. ఎస్.	46.75
రాజా ఆకోప్	45.25
వేరుశనగకేకు	26.50

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 14:—
74 కి. గ్రాముల

అక్కుళ్లు ధాన్యం	రు. 24—95
డి. బి. సన్నాలు ,,	25—50
3 వ.ముగులబస్తా అక్కుళ్లు బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	57—50

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	48—00
(మెట్ట) పెసలు	50—00
వల్ల పెసలు నీలాలు	45—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	44—00

కాంగో పరిస్థితిపై ప్రపంచ రాజ్యాల చర్చ

భద్రతాసంఘంలో వాషింగ్టన్, మాస్కోల మధ్య ఘర్షణ సంభవం

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) న్యూయార్క్, ఫిబ్రవరి 14:—

కాంగోలో పెద్దయెత్తున జరగదగు అంతర్యుద్ధాన్ని, రక్తపాతాన్ని వారించడానికి ప్రపంచ రాజధానీ నగరాలమధ్య తీవ్రమైన సంప్రతింపులు జరుగుతున్నాయి. భద్రతాసంఘం కాంగో సమస్యపై చర్చకు రేపు సమావేశం కానున్నది.

సమితిలోని అమెరికన్ ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్‌సన్ యితర ప్రతినిధులతో చర్చలు జరపుతున్నారు.

అమెరికన్ విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్ వాషింగ్టన్‌లో సంప్రతింపులు సాగిస్తున్నారు.

అయితే అమెరికా, రష్యాలమధ్య సంప్రతింపులు జరుగుతున్న సూచన ఏదీ లేదని అభిజ్ఞవర్గాలవారు అన్నారు.

ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రభుత్వంతో మాస్కోతో సంఘర్షణకు భద్రతా సంఘమే రంగస్థలం కావచ్చు.

సోవియెట్ ప్రతినిధి శ్రీ వెలెరియన్ జోరిన్ నేడు ఒక ప్రకటనచేస్తూ రష్యా, లుముంబాను సమర్థించిన యితర రాజ్యాలు భద్రతాసంఘం చర్చించదగు సమస్యలన్నిటిపైన తమ వైఖరిని పునర్విమర్శించుకోవలసివుంటుం దన్నారు.

శ్రీ జోరిన్ ప్రకటననుబట్టి సోవియెట్ యూనియన్ బాహాటంగా జోక్యం పెట్టుకోడానికి వీలుగా సమితి కాంగోనుంచి వైదొలగాలని వాదించడమో, లేక చల్లగా ఆఫ్రికన్ రాజ్యాలకు సరఫరాలు నందించడమో రష్యా అంతర్యమైనట్లు తోస్తుందని పెక్కుమంది దౌత్యప్రతినిధులు అన్నారు.

భద్రతా సంఘం సమావేశం బుధవారానికి వాయిదాపడిన వెంటనే సంఘంలోని ప్రతినిధులు జట్లుగా విడిపోయి కాంగోనుంచి తెలిసిన తాజా పరిణామాలను గురించే సంప్రతింపులు ప్రారంభించారు.

శ్రీ జోరిన్ పెక్కునిమిషాలపాటు గతజూలైలో కాంగో తొలిప్రతినిధిగావచ్చిన శ్రీ థామస్ కంజాతో సంభాషించారు.

బయటకువెడుతూ శ్రీ జోరిన్ పత్రికా ప్రతినిధులతో ఇలా అన్నారు:

"కాంగోలో కొత్తపరిస్థితిని" ఎదుర్కొనడానికి మా శాయశక్తులా కృషిచేస్తాము. ఏమి చెయ్యదలచినదీ కూడా మేము నిర్ణయించుకొంటాము."

అఖిల ప్రపంచ జైన మహాసభ

ఉజ్జయినిలో ఈనెల 16 న ప్రారంభం

ఉజ్జయిని, ఫిబ్రవరి 14:—

ప్రపంచ జైన సంఘ 9 వ వార్షికోత్సవం ఈనెల 16 నుంచి 18 వరకు ఉజ్జయినిలో శ్రీ రత్నచంద్ హీరాచంద్ అధ్యక్షతను జరుగుతుంది.

మహాసభకు 172 శాఖల నుంచి 1000 ప్రతినిధులు హాజరవుతారు. భారతదేశంలోని జర్మన్ రాయబార కార్యాలయ రెండవ కార్యదర్శి డాక్టర్ నోయల్ మహాసభను ప్రారంభిస్తారు. పంచకల్యాణ ప్రతిష్ఠా మహోత్సవానికి భారతదేశం నలుమూలలనుంచి 75 వేలమంది విచ్చేస్తారు.

ప్రధాని నెహ్రూ — భూటాన్ మహారాజాల చర్చలు

సంతృప్తికరంగా సాగినట్లు వార్త

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14:—

ప్రధాని నెహ్రూ, భూటాన్ మహారాజాల సంప్రతింపులలో, ఇద్దరికి భూటాన్—ఇండియా సంబంధాలకు సంబంధించిన విషయాలపై ఏకైక అభిప్రాయం కుదిరినదని తెలియ వస్తున్నది. భూటాన్ మహారాజా, ప్రధాని నెహ్రూను మంగళవారం ఆఖరుసారి కలుసుకొని బుధవారం నాడు బొంబాయికి బయలుదేరతారు.

సంభాషణలు చాల సంతృప్తికరంగా జరిగాయని, భూటాన్ ప్రతినిధివర్గం ద్వారా తెలియ వచ్చింది. ఒడంబడికను గౌరవించి ఇండియా భూటాన్ రక్షణకు పూచీవహిస్తున్నందుకు, పరిపాలనలో స్వతంత్రత యిస్తున్నందుకు భూటాన్ మహారాజా సంతృప్తి వెల్లడించారట.

హిమాలయప్రాంత అభివృద్ధికి ఇండియా ఆత్రుత పడుతున్నది.

జయపూర్‌లో యోగాసనాలయం

కేంద్రంచే ధనం మంజూరు

జయపూర్, ఫిబ్రవరి 14:—

కేంద్రప్రభుత్వం జయపూర్‌లో ఒక యోగాసన — చికిత్సాకేంద్రాన్ని నెలకొల్పడానికి ప్రాథమిక ఖర్చుల కోసం 40 వేల రూపాయలు మంజూరు చేసింది. ఇక్కడ ఉబ్బసం తదితర వ్యాధులను యోగాసనములవల్ల నయంచేస్తారు.

ఐరోపా దేశాలలో భరతనాట్య ప్రదర్శనాలు

త్వరలో ఒక బృందం వెళ్లే సూచన

ఒంగోలు, ఫిబ్రవరి 13:—

పూనాలో స్థాపింపబడిన 'లలితకళావిహార్' సహాయార్థం, ఒంగోలులో కుమారి సౌదామిని భరతనాట్యప్రదర్శనాలు 19న భారీఎత్తున జరుపుటకు ఏర్పాట్లు చేయబడు చున్నవి.

వీరు ఒక అంతర్జాతీయ సాంస్కృతికసంఘం ఆహ్వానంపై త్వరలో యింగ్లాండు మొదలగు ఐరోపా ఖండ దేశాలలో భరతనాట్య ప్రదర్శనా లిచ్చుటకు తమ బృందంతో పయనమై వెళ్లనున్నారు.

శ్రీ అన్నాప్రగడ కామేశ్వరరావు, శ్రీమతి సరళాదేవిగారల పుత్రిక—ఈ కుమారి సౌదామిని.

ద్వారపూడిలో మంత్రి శ్రీ చంద్రమౌళి

ద్వారపూడి, ఫిబ్రవరి 11:—

కలకత్తా మెయిల్‌లో పయనిస్తున్న మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళికి ప్లాట్‌ఫారంమీద గ్రామస్థులు స్వాగతమిచ్చారు. శ్రీ దంతులూరు శ్రీ వెంకటపతిరాజా గారు అనే నాన్నరాజా, శ్రీ చేకూరి బాపిరాజు గారు కలిసి భద్రాద్రి నిధికి కొంతసొమ్ము సమర్పించారు.

బీహార్‌లో శీతల వాయువు

మొత్తం 15 మంది మరణం

పాట్నా, ఫిబ్రవరి 14:—

ఈనెల ప్రారంభంనుంచి వీస్తున్న శీతల వాయువు వల్ల యిక్కడ మొత్తం 15 మంది చనిపోయి వుంటారని నేడు అధికారప్రకటన వెలువడింది. ఇంత ప్రచండమైన శీతలవాయువు గత 30 ఏండ్లుగా ఎప్పుడూ ఈ ప్రాంతంలో వీచలేదు.

శీతలవాయువువల్ల చాల పశువులు మరణించాయని, అకాల వర్షాలవల్ల పంటలు నష్టపడ్డాయని తెలుస్తున్నది.

తాడికొండలో పిచ్చికుక్కల బెడద

కొంతవరకు తగ్గినట్లు సూచన

తాడికొండ,ఫిబ్రవరి 13—

ఇటు వీధికుక్కలలో, పిచ్చిలక్షణాలు కలవాటి నన్నింటిని, ఎప్పటికప్పుడే చంపి వేశారు.

అందుచేత క్రొత్త కేసులు లేనట్లు తెలుస్తున్నది.





అగర్వాల్ కేబిల్ వర్క్సు, ఢిల్లీ—6.



నేడే చూడండి!
అంతర్జాతీయ మల్లయుద్ధ పోటీలు
విజయవాడ గాంధీనగరం-జింఖానాక్లబ్ ఆవరణలో

అఖిలభారత మల్లయుద్ధ పోటీలలో పాల్గొని, ప్రధాని నెహ్రూగారిచే మన్ననలు పొందిన దేశదేశాల మల్లయుద్ధ వీరులు

దారాసింగ్ (రుస్తుం—ఏ—హింద్)	X	జార్జి గ్రేడింకో (కెనడా ఛాంపియన్)
అజిత్‌సింగ్ (ఇండియా రైజింగ్‌స్టార్)	X	హర్‌డమ్ (అంబాలా)
బిగ్‌బిల్‌వెర్నా (యూరప్ ఛాంపియన్)	X	హర్‌డిట్‌సింగ్ (హాంగ్‌కాంగ్ ఛాంపియన్)

15 వ తేదీ ఉ. 9 గం. కు జింఖానా క్లబ్ ఆవరణలో అడ్వాన్సు బుక్కింగ్ కలదు

రు. 10/- 5/- 2-50, 1-50

ఆయుధ విసర్జన కీలకం

ఇండియాలో అమెరికా రాయబారి వివరణ

మద్రాసు, ఫిబ్రవరి 14:—

ఆయుధ విసర్జన సమస్య కీలకం అంతా "తనిఖీ" "కంట్రోలు" లు అనే రెండు మాటల్లో వున్నదని ఇండియాలో అమెరికా రాయబారి శ్రీ ఎల్స్‌వర్త్ బంకర్ నేడిక్కడ తెలియజేశారు.

"ఆయుధ విసర్జన — పరిష్కారాలు, వివాదాలు" అనే విషయంపైన శ్రీ బంకర్ మద్రాసులో రోటరీ క్లబ్‌లో ఉపన్యసించారు.

"ఆయుధ విసర్జన విషయంలో ఇంతవరకు జరిగిన కృషినంతనూ నా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. త్వరలోనే సంప్రతింపులు మళ్లీ ప్రారంభమవుతా"వని ఆయన అన్నారు.

చేనేత సప్తాహం

విజయవాడలో

(ఆంధ్రప్రభ ప్రతినిధి)
విజయవాడ, ఫిబ్రవరి 13:—

గత 8 రోజులుగా ఇక్కడ జరుగుచున్న అఖిల భారత చేనేత సప్తాహం నిన్నటితో ముగిసింది. నిన్నటి సభకు ఆంధ్రదేశ చేనేత సహకార సంఘం పాలకవర్గ సభ్యులు శ్రీ తాళ్లతోటి వీరయ్య అధ్యక్షత వహించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు సుబ్బరాజు మాట్లాడుతూ ఖద్దరు వస్త్రాల తర్వాత చేనేత వస్త్రాలకు ప్రోత్సాహం లభించాలనీ, విదేశీయుల అభిమానం పొందటానికి చేనేత పారిశ్రామికులు తగిన పద్ధతులను అవలంబించాలని అన్నారు.

రాజ్యసభ సభ్యులు శ్రీ నార్ల వెంకటేశ్వర రావు ప్రసంగించారు. చేనేత సహకార సంఘం అధ్యక్షులు శ్రీ కాశిన బసవరాజు అభినందనలు తెల్పారు.

ఆంధ్ర హేండ్‌లూమ్ సొసైటీ స్టాఫ్ రిక్రియేషన్ క్లబ్‌వారు 'ధర్మసత్రం' నాటకం ప్రదర్శించారు. శ్రీ రాజేశ్వరశర్మ గేయాలు పాడారు.

ఈ సప్తాహంలో ఏర్పాటైన చేనేత వస్త్ర ప్రదర్శనలో ఒకలక్షా నలభైవేల రూపాయల విలువగల బట్టలు అమ్ముడుపోయినవి. ప్రతినిత్యం వేలాది ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించారు.

పెనుగంచిప్రోలు

పెనుగంచిప్రోలులో చేనేత సప్తాహ సందర్భంగా జరిగిన సభను శ్రీ పి. బాలకృష్ణారావు ప్రారంభించారు. శ్రీయుతులు మామిడి శేషయ్య ప్రభృతులు ప్రసంగించారు. శ్రీ జె. యోతీశ్వర రావు అధ్యక్షత వహించారు. శ్రీమతి పి. కమల, శ్రీ కె. వెంకటేశ్వరరావుగార్లు ప్రార్థనచేశారు. శ్రీ పొడుగు మహాలక్ష్మయ్య అభివందనలు తెలిపారు.

పాయికరావుపేట

పాయికరావుపేటలో ఫిబ్రవరి 5 నుంచి చేనేత వారం జరిగింది. శ్రీ కాశిన సూకరాజు అధ్యక్షతన సభ జరిగింది. శ్రీయుతులు జి. నవరయ్య, యర్రా రామారావు, రావత్తి జగన్నాథరావు, దాసరి సూర్యలింగంగార్లు ప్రసంగించిరి..

ప్రకటన



పశ్చిమ గోదావరి జిల్లాలో మా ఎం. ఇ. సి. బ్యాటరీలకు డిస్ట్రిబ్యూటర్లుగా

బ్లాక్ స్టోన్ టైర్స్

ఏలూరు, ఆంధ్రప్రదేశ్ వారిని

నియమించితిమని తెలుప సంతోషిస్తున్నాము.

మాన్యుఫాక్చరర్లు:

మైసూరు ఎలెక్ట్రో - కెమికల్ వర్క్సు లిమిటెడ్,

పో. బా. నెం. 1022 :: బెంగుళూరు-3.

ఇప్పుడు ఇండియా అంతటా లభించును!

ప్రపంచ ఖ్యాతి గాంచిన GRUNDIG

గ్రుండిగ్



రేడియో మోడల్ 997

6 వాల్వులు - 9 ఫంక్షనులు - ఆల్ వేవ్ 4 బ్యాండ్లు: పయానో కీ బ్యాండ్ సెలెక్షన్ - పికప్‌కు ఎక్స్‌టర్నల్ లౌడ్ స్పీకరుకు ఏర్పాటు కలదు - ఆకర్షణీయమైన వాల్ నట్ కొయ్యపెట్టె.

ధర రు. 550/-

(స్థానిక పన్నులు అదనం.)

మిగతా వివరములకు మీ ఊరులోని యు. ఎం. ఎస్. డీలరును చూడండి.

ఇండియాలో తయారు చేసినవారు:

యు. ఎం. ఎస్. రేడియో ఫ్యాక్టరి
కోయంబత్తూరు.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808460

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార నియుక్తులైన ఏజంట్లున్న ప్రదేశాలలో రు. న.	పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

సంపుటి: 26 సంచిక: 45 ★ విజయవాడ 16-2-1961 గురువారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

టెలిఫోన్ సౌకర్యాలలో నూతనశకం

అడెలాయిడ్, (ఆస్ట్రేలియా), ఫిబ్రవరి 13:— రేడియో తరంగాలు చంద్రుని తాకివచ్చే రీతిని ఆస్ట్రేలియాలోని శాస్త్రజ్ఞులు కాలిఫోర్నియాలోని శాస్త్రజ్ఞులతో సంభాషించ గలిగారు.

రేడియో టెలిఫోన్‌ద్వారా ఖండాంతర సంభాషణలు జరిపే విషయంలో నూతనశకాన్ని ఈ ప్రయోగం సూచిస్తున్నదనీ, ఈ సంభాషణలకు ఇప్పుడు వసూలు చేస్తున్న రేటు పదవవంతుకు, పదిహేనవ వంతుకు కూడా తగ్గిపోవచ్చుననీ డాక్టర్ డబ్ల్యు. ఎ. ఎస్. బాట్‌మెంట్ (ఆస్ట్రేలియా) తెలియ జేశారు.

'విదేశ శక్తులన్నిటినీ పారద్రోలి కాంగో స్వాతంత్ర్యాన్ని పరిరక్షించాలి'

పార్లమెంటును సమావేశపరచి ప్రభుత్వ నిర్ణయాధికారాన్ని ప్రజలకే వదలాలని నెహ్రూ సూచన

విధానాలతో ఏకీభవించకపోయినప్పటికీ కాంగోనుంచి సమితిని ఉపసంహరించడం ప్రమాదకరమని లోకసభలో హెచ్చరిక

ప్రజాహిత శక్తుల సహాయానికి సమితి కోరిన పక్షంలో భారతదేశం సైన్యాన్ని పంపగలదని వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 15:—

కాంగోలోని ఘటనలకు, ఆ దేశ ప్రథమ ప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబా మరణానికి ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ నేడు లోక్‌సభలో కలవరపాటును ప్రకటించారు.

శ్రీ లుముంబా మరణంపై తన ప్రకటనను అతి నిశ్శబ్దంగా వింటున్న కోపోద్రిక్తమైన లోక్‌సభలో శ్రీ నెహ్రూ ఇలా అన్నారు:

"ఆయనను పైశాచికంగా, అమానుషంగా హత్యగావించారు. మిత్రరాజ్యసమితి కార్యాచరణను ధిక్కరించి, సమితిని, దాని సామరస్య సాధక సంఘాన్ని అనేకరీతుల అవమానపరచినవారే ఈ హత్య గావించారు. ఇది సహజంగా ప్రతివారికీ కోపం తెప్పించే సంఘటన. దీనివలన చాలా తీవ్రమైన అనేక పరిణామాలు తప్పవు. ఆ పరిణామాలు ఇప్పటికే ప్రారంభమైనవికూడా."

మన సేనలను మిత్రరాజ్య సమితి కాంగోలో ఆదేశ ప్రజల స్వాతంత్ర్యంకోసం ఉపయోగిస్తుందని మనకు నమ్మకం కలిగితే, ప్రస్తుతం అక్కడ అధికారం చలాయిస్తున్న బందిపోటుల పరిపాలనను బలపరచటానికి మన సైన్యాన్ని వినియోగించరని మనకు నమ్మకం కలిగితే సమితి కోరికపై సమితిద్వారా కాంగోకు 7 సైనిక దళాలను పంపటానికి భారతదేశం సిద్ధంగా ఉండగలదని ప్రధానమంత్రి ఈ సందర్భంలో ప్రకటించారు.

శ్రీ ఎ. కె. గోపాలన్, శ్రీ డాంగేలు ప్రతిపాదించిన విరామ తీర్మానాల నోటీసులపై ప్రధాని ఒక ప్రకటన చేస్తూ ఇంకా ఇలాఅన్నారు:

"కాంగోలో జరిగిన దానికి మనం ఎంతగా విస్మయం చెందుతున్నప్పటికీ, కాంగోలో గత ఆరుమాసాలలో మిత్రరాజ్యసమితి అనుసరించిన అనేక విధానాలతో మనం ఏకీభవించకపోయినప్పటికీ కాంగోనుంచి సమితి ఉపసంహరణ జరిగితే అక్కడ విధ్వంసం తప్పదు. సమితి ఉపసంహరించుకొంటే అక్కడ అంతర్యుద్ధానికి ఇక అడ్డు ఉండదు. ఇరుపైపుల పెద్ద ఎత్తున విదేశీ జోక్యానికి కూడ అవకాశం కలుగుతుంది."

కాంగో పరిస్థితిని అదుపుచేయటానికి ఏ ప్రయత్నం జరగాలన్నా ముందు కాంగోలోని విదేశశక్తులు—ముఖ్యంగా బెల్జియన్‌లు—అక్కడినుంచి ఉపసంహరించుకోవటం అవసరమని శ్రీ నెహ్రూ చెప్పారు. కాంగోనుంచి సమితి ఉపసంహరించరాదని భారతదేశం భావిస్తున్నదనీ, అక్కడి విదేశశక్తులను అదుపులో పెట్టి వెడల నడపాలనీ—ముఖ్యంగా బెల్జియన్‌లను కాంగోనుంచి ఉపసంహరింపచేయాలనీ—ప్రధానమంత్రి వాక్రుచ్చారు. కాంగోలో సైన్యాన్ని అదుపులోకి తెచ్చి, విరాయుధం చేయాలనీ, కాంగో స్వాతంత్ర్యాన్ని పరిరక్షించాలనీ, తమకు ఎలాంటి ప్రభుత్వం కావాలో ఆదేశ ప్రజలే తాము ఎన్నుకొన్న పార్లమెంటుద్వారా నిర్ణయించుకోవాలనీ శ్రీ నెహ్రూ విశదం చేశారు.

కాంగోలో ప్రస్తుతమున్న పరిస్థితిని అదుపులోనికి తెచ్చిన తర్వాత మిత్రరాజ్యసమితి కాంగో పార్లమెంటు సమావేశం జరగటానికి ఏర్పాట్లు చేయాలని, తద్వారా ఆ పార్లమెంటు తనకు కావలసిన ప్రభుత్వాన్ని నిర్ణయించుకొనే అవకాశం కల్పించాలని భారత ప్రధాని సూచించారు.

భారతదేశం తన వైఖరిని సమితికి, ఇతర దేశాలకు స్పష్టం చేసినదనీ, కాంగోనుంచి సమితి ఉపసంహరించుకొంటే అక్కడ సర్వం విధ్వంసమైపోతుందని కూడ ఇండియా భావిస్తున్నదని ఆయన చెప్పారు. కాంగోలో సమితి పనిచేస్తున్న తీరును భారతదేశం అంగీకరించటం లేదని, సమితి అక్కడ తన మార్గాన్ని మార్చుకొని మనం సూచించినట్లు నడిస్తే యుద్ధ దళాలను పంపటానికి కూడ భారతదేశం సిద్ధం కాగలదని శ్రీ నెహ్రూ వక్కాణించారు. సమితికి సహాయంగా నిలబడాలన్న మా విధానంలో ఇప్పటికీ మార్పు లేదనీ, అందుచేత భారత ప్రభుత్వం భద్రతా సంఘం నిర్ణయాలకోసం ఎదురు చూస్తున్నదనీ, ఆ నిర్ణయాలు వచ్చిన తరువాత వాటినిబట్టి మన విధానం రూపొందగలదని శ్రీ నెహ్రూ స్పష్టం చేశారు.

శ్రీ నెహ్రూ తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:

"కాంగో పరిస్థితి గత అనేక నెలలుగా విషమించి రానురాను మరీమరీ విషమస్థాయికి దిగిపోయింది. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎప్పటి కప్పుడు ఇటు మిత్రరాజ్య సమితి, కాంగో సమస్యకు సంబంధించిన ఇతర రాజ్యాల వారి దృష్టికి తెస్తూ సమస్యా పరిష్కారానికి అనేక మార్గాలను సూచించింది. ఇతర రాజ్యాల జోక్యాన్ని నిరోధించడానికి గాను కాంగోలో ఎట్టి ప్రభుత్వం ఏర్పడాలన్నదీ నిర్ణయించడానికి పార్లమెంటును పునస్సమావేశపర్చాలన్నది ఈ సూచనల్లో అత్యంత ముఖ్యమైనది. లోగడ మిత్రరాజ్య సమితిలో గావించిన ప్రసంగంలో ఈవిషయాన్ని ప్రత్యేకించి నేను సూచించాను.

"కాంగోలో అప్పుడు ప్రెసిడెంట్ కసావుబూ, కల్నల్ మొబుటూ అధికారం చెలాయిస్తున్నారు. మొబుటూ రంగంలోకి రావడం రాజ్యాంగరీత్యాగాని, చట్టబద్ధంగాని జరిగినది కాదు. కసావుబూ విషయంలో అయితే చట్టబద్ధమైన ప్రతిపత్తి అతనికి ఉన్నది. లుముంబా ప్రధానిగా ఎన్నుకొనబడినట్లుగానే పార్లమెంటుచే ఆతడు ప్రెసిడెంట్‌గా ఎన్నుకొనబడ్డాడు. అయితే రానురాను వీరిలో కలతలు చెలరేగి ఒకరి కరు బర్తరఫ్ చేయడానికి పూనుకొన్నారు. అయితే ఇద్దరి ప్రయత్నాలను పార్లమెంటు అంగీకరించక

(మిగతా 3 వ పేజీలో)

భూకమతాల బిల్లు

రాష్ట్రపతి ఆమోదముద్ర

హైదరాబాద్ ఫిబ్రవరి 15:—

1960 ఆంధ్రప్రదేశ్ భూకమతాల గరిష్ఠ పరిమితినిర్ణాయకబిల్లుకు రాష్ట్రపతి సమ్మతి లభించిందని నేడు అధికారరీత్యా ప్రకటించారు.

రాష్ట్రంలో ప్రస్తుతఉన్న భూకమతాలకూ ముమ్ముందు సంపాదించే వ్యవసాయభూములకూ గరిష్ఠపరిమితిని నిర్ణయించడానికి ఈ శాసనం ఉద్దేశించబడింది.

ప్రస్తుత కమతాల విషయంలో, సాలుకు రు. 5,400 నికరాదాయం వచ్చే భూమి గరిష్ఠ పరిమితిగా నిర్ణయించబడుతున్నది. అయితే బిల్లు ప్రకారం ప్రతి తరగతి భూమికీ, నిర్ణీత అధికారులు గరిష్ఠపరిమితిని నిర్ణయించి, ప్రకటించవలసి వుంటుంది.

యజమానికి నష్టపరిహారం చెల్లించి, అతను స్వాధీనపర్చే భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకోవచ్చు. అలా స్వాధీన పరిచే భూమినికరాదాయానికి అయిదునుండి పదిరెట్లు వరకూ పరిహారం ఇవ్వవచ్చు. పరిహార మొత్తాన్ని ఒక్కక్రమ పద్ధతినిఅంచెలవారీగాచెల్లిస్తారు. దీనిలో, ఒక ఏడాది నికరాదాయం, కౌలుదారు ఎవరైనా వుంటే అతనికి చెల్లించి, మిగతాది యజమానికి చెల్లిస్తారు.

గరిష్ఠ పరిమితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ జీవాదాయ, ధర్మాదాయ, విద్యాసంస్థలకూ, ప్రభుత్వంగుర్తించిన సహకార పేద్య సంఘాలకూ వర్తించదు.



హైదరాబాదులో ఇటీవల అమెరికా రాయబారి శ్రీ బంకర్‌కు ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి స్వాగత మిచ్చారు. ఎడమ చివరను బంకర్ సతి ఉన్నారు.

8.64 కోట్ల మిగులుతో 1961-62 సంవత్సరం రైల్వే బడ్జెట్

టికెట్, రవాణా ఛార్జీలలో పెద్దమార్పులు లేకుండానే లోక్‌సభలో ప్రతిపాదన

తరుగుదల నిధికి డివిడెండ్లకు ఎక్కువ మొత్తాలు జమకట్టడానికి ఏర్పాట్లు

ఢిల్లీ, ఫిబ్రవరి 15:—

రైలు ప్రయాణీకుల టికెట్లు రేటులలో మార్పులేమీ ఉండవనీ, రవాణా చార్జీలలో కూడ సాధారణంగా మార్పులు జరగవనీ రైల్వేమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్ నేడు లోక్‌సభలో 1961-62 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు ప్రవేశ పెడుతూ ప్రకటించారు.

చిన్నచిన్న కన్‌సైన్‌మెంటులమీద విధించే సర్‌ఛార్జి మాత్రం పదిశాతం నుంచి 20 శాతానికి పెంచబడుతుందనీ, కొద్దిపాటి రవాణాలను నిరుత్సాహపరచటమే దీని లక్ష్యమనీ ఆయన చెప్పారు.

ఇలాంటి కొద్దిపాటి రవాణా మూలంగా రైల్వేకు ఖర్చులు ఎక్కువవుతున్నవని రైల్వే మంత్రి చెప్పారు.

బొగ్గు రవాణాకు ప్రస్తుతమున్న 42 కిలోమీటర్లకు బదులు ఇకనుంచి 70 కిలోమీటర్లు కనీసపు దూరంగా పరిగణించి ఛార్జీ వసూలు చేయబడుతుందని, దీనికికూడ పైన వివరించిన కారణాలే హేతువని ఆయన ప్రకటించారు. బొగ్గు రవాణాపై టన్నుకు కనిష్ఠంగా రు. 5 వసూలు చేయబడుతుందనీ, ప్రస్తుతం రు.4.25 నుంచి రు. 4.98 వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలియచేశారు. ఈ రెండు సర్దుబాటుల వలన అదనంగా లభించే ఆదాయం చాలకొద్దిగా మాత్రమే ఉంటుందని కూడ రైల్వేమంత్రి చెప్పారు.

1961—62 సంవత్సరంలో రు. 8.64 కోట్లు ఆదాయం మిగులుతుందని శ్రీ జగ్‌జీవన్‌రామ్ అంచనా వేశారు. తరుగుదల రిజర్వు నిధికి వెనుకటికంటె ఎక్కువ మొత్తాన్ని జమకట్టి, సాధారణఖాతాకు వెనుకటికంటె ఎక్కువ డివిడెండ్లు చెల్లించినప్పటికీ ఈ ఆదాయం మిగులుతుందని ఆయన విశదీకరించారు.

1961—62 సంవత్సరానికి మొత్తం రైల్వే రాబడి రు. 499 కోట్లు అనీ, మామూలునిర్వహణ ఖర్చులు రు. 332.53 కోట్లు అనీ రైల్వే మంత్రి అంచనా వేశారు.

ప్రయాణీకుల పన్నుక్రింద రాష్ట్రాలకు ఇవ్వవలసిన మొత్తాన్ని తీసివేయగా మిగిలే రాబడి రు. 486.5 కోట్లు, వర్తమాన సంవత్సరంలో సవరించిన అంచనా ప్రకారం ఈ రాబడి రు. 458 కోట్లు మాత్రమే ఉన్నది.

ప్రయాణీకుల పన్నుక్రింద రాష్ట్రాలకు చెల్లించటంకోసం రు. 12.5 కోట్లు సాధారణఖాతాకు జమకట్టబడుతుందనీ, ఈ ప్రయాణీకులపన్ను రైల్వే టికెట్‌లలో కలిపివేయబడుతుందనీ శ్రీ జగ్‌జీవన్‌రామ్ చెప్పారు. దీనివలన పన్నులను విడిగా వసూలుచేసి లెక్కా వ్రాయవలసిన శ్రమ తప్పుతుందని ఆయన పేర్కొన్నారు.

రైల్వేమంత్రి ప్రసంగం

ప్రథమ పంచవర్ష ప్రణాళికా కాలంనాటికంటె ద్వితీయ ప్రణాళిక చివరి సంవత్సరంలో రైల్వేల రవాణా మాటికి 50 వంతులు హెచ్చినదని శ్రీ జగజీవన్‌రామ్ పేర్కొన్నారు.

రైల్వే మంత్రి తన ప్రసంగంలో యింకా యీ క్రింది వివరాలను వెల్లడిచేశారు.

'రైల్వేల మొత్తం ఆదాయంలో నిర్వహణ ఖర్చుల శాతం 1956 సంవత్సరం తరువాత రెండు సంవత్సరాలలో పెరిగినమాట నిజమే. ఆతరువాత పరిస్థితి అభివృద్ధి అయింది. 1961 సంవత్సరంలో మరింత అభివృద్ధి అయే అవకాశం ఉంది.''

1961—62 లో తరుగు నిధికి, డివిడెండ్లకు ఎక్కువ మొత్తం కేటాయించి నప్పటికీ మొత్తం అంచనాలలో 8.64 కోట్ల రూపాయల వరకు మిగులు తేలగలదని శ్రీ జగజీవన్‌రామ్ అన్నారు.

[మిగతా 3 వ పేజీలో]

బ్రస్సెల్స్‌వద్ద పెద్ద విమాన ప్రమాదం

72 మంది ప్రయాణీకుల మృతి

(బ్రస్సెల్స్), ఫిబ్రవరి 15:—

నేడొక పెద్ద జెట్ ప్రయాణీకుల విమానం న్యూయార్క్‌నుంచి వస్తూ బ్రస్సెల్స్ నగరానికి సమీపంలో ఒక పొలంలో ఆకస్మికంగా కూలిపోయి పేలిపోయిన ఫలితంగా దానిలో ప్రయాణిస్తున్న మొత్తం 72 మంది కూడా దుర్మరణం పాలైనారు.

వీరుకాక ఆ పొలంలో పనిచేస్తున్న ఒక కార్మికుడు కూడా దెబ్బతిని చనిపోయాడు. మరొక కార్మికుడు గాయపడ్డాడు. తరువాత విమానం నిప్పు అంటుకొని మండిపోయింది.

తెలంగాణా అభివృద్ధికి ప్రభుత్వ వాగ్దానాలు

శ్వేతపత్రం ప్రజలలో విశ్వాసాన్ని రేకెత్తించలేకపోయిందని శ్రీ అచ్యుతరెడ్డి విమర్శ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్, ఫిబ్రవరి 15—

తెలంగాణా అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలువరించిన శ్వేతపత్రంలో "ఏవో పెద్దపెద్ద ఆశలు, వాగ్దానాలు" కనపడడం తప్పించి తెలంగాణా ప్రాంతాన్ని శీఘ్ర గతిని అభివృద్ధి చెయ్యటానికి ప్రభుత్వం పట్టుదలతో కృషి చెయ్యగలదనే భావాన్ని మచ్చుకు అది ప్రజలలో కలుగజెయ్యలేకపోయిందని తెలంగాణా ప్రాంతీయకమిటీ అధ్యక్షుడు శ్రీ కె. అచ్యుతరెడ్డి నేడు ఇక్కడ అన్నారు.

ఈవిషయంపై శ్రీ అచ్యుతరెడ్డి నేడు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ''ప్రభుత్వం చెయ్యబోయే కృషిని ప్రజలు గతంలో అనుభవాన్నిబట్టి నిర్ణయించుకుంటారనీ, అదృష్ట్య చూసినట్లయితే భవిష్యత్తు చీకటిగానే కనిపిస్తున్నదని'' అన్నారు.

శ్వేతపత్రంపై చర్చలు జరపడానికిగాను ప్రాంతీయ కమిటీ రేపు ఇక్కడ సమావేశ మవుతున్నదనీ, శ్వేతపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిపై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చెయ్యడం కూడా జరుగవచ్చునని శ్రీ అచ్యుతరెడ్డి అన్నారు.

తెలంగాణా సెక్యూరిటీలకు సంబంధించిన 12 కోట్లరూపాయల సొమ్మును ఆంధ్రప్రాంతం అభివృద్ధికి వినియోగించలేదని, ఆసొమ్ము తమ వద్దనే భద్రంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇండియా రిజర్వుబ్యాంకు నుంచి 'ఓవర్ డ్రాఫ్టు' క్రింద రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే తన ఖాతానుంచి 13 కోట్ల రూపాయలవరకు తీసుకొన్నదనీ, ఈసొమ్మును భర్తీ చెయ్యడానికి బడ్జెట్‌లో ఏవిధమైన 'సేవింగ్సు' గాని సూచించబడలేదని శ్రీ అచ్యుతరెడ్డి అన్నారు.

''ఇట్టి పరిస్థితుల్లో ఈ సెక్యూరిటీలు భద్రంగా ఉన్నాయని, వాటిపై ఎట్టి ఋణభారంగాని లేదని ప్రభుత్వం ప్రజల్నినమ్మించగలదా?'' అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏయేటి కాయేడు ఖాతాను మించి అప్పు తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి ఈవిషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు హెచ్చరించి ఉన్నారు కూడా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండేళ్ళు, లేక మూడేళ్లలో యీ 'ఓవర్‌డ్రాఫ్ట్' పరిస్థితినుంచి బైట పడడానికి తెలంగాణా సెక్యూరిటీల మీద ఋణభారం వెయ్యకుండా బడ్జెట్‌లో అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని శ్రీ అచ్యుతరెడ్డి సూచించారు.

ద్వితీయ ప్రణాళికా కాలంలో గడిచిన కొద్ది సంవత్సరాలలోను తెలంగాణా ఆదాయంలో 9.2 కోట్ల రూపాయలు మిగులు తేలడానికి ఎక్సైజు, రెవిన్యూ పన్నులతోపాటు బకాయిలు కూడ ఎక్కువ వసూలు కావడమే ప్రధాన కారణమని ప్రభుత్వం వెల్లడించిన అభిప్రాయంతో శ్రీ అచ్యుతరెడ్డి ఏకీభవించలేదు.

ప్రభుత్వం ఇంతకుపూర్వం చేసిన ప్రకటన ప్రకారం అయితే వసూలైన బకాయిల మొత్తం సొమ్ము 6 కోట్ల రూపాయలు మాత్రమే. పైగా మొత్తం బకాయిలన్నీ వసూలు కాలేదన్న సంగతి తెలుసు. కాబట్టి తెలంగాణా ప్రాంతానికి చెయ్యవలసిన ఖర్చును తగ్గించడంవల్లనే ఈ మిగులు ఏర్పడిందనీ, అయినప్పటికీ నిజానిజాలు ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా పన్నులు, బకాయిల వసూళ్ల వివరాలను వెల్లడిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన చెయ్యాలని ఆయన సూచించారు.

తెలంగాణా ప్రాంతీయులకు కేటాయించిన ప్రభుత్వోద్యోగాలను తెలంగాణా ప్రాంతంనుంచి సరియైన అర్హతలు గలిగినవారు దొరకని కారణంగా తెలంగాణేతరులతో భర్తీ చెయ్యడం జరిగిందని ప్రభుత్వం పేర్కొన్నందుకు శ్రీ అచ్యుతరెడ్డి ఆశ్చర్యం వెల్లడించారు. అర్హత గలిగిన అభ్యర్థులు తెలంగాణాలో దొరకలేదని ప్రభుత్వం ఎలా అనగలిగిందో అర్థం కావడం లేదనీ, నిష్పాక్షిక వ్యక్తుల్లద్వారా ఈవిషయంపై విచారణ జరిపించడం అవసరమనీ ఆయనఅన్నారు.

బియ్యపుగింజపై 'బ్రిటిష్ రాణి'

డెహ్రాడూన్, ఫిబ్రవరి 15:—

బియ్యపు గింజపై వివిధ వర్ణాలతో ఎలిజబెత్ రాణి చిత్రాన్ని చిత్రించి ఒక స్థానిక చిత్రకారుడు ఢిల్లీ మేయరు ద్వారా బ్రిటిష్ రాణికి కానుకగా పంపాడు. తాను వ్యక్తిగతంగా ఎరుగని [illegible] నుంచి ఎలిజబెత్‌రాణి ఎట్టి [illegible] స్వీకరించరు. కాని ఆమె [illegible] దాయాన్ని ఈ ఒక్కసారి [illegible] మాత్రం అతిక్రమించి ఈ అపూర్వమైన కళా ఖండాన్ని స్వీకరించారు. ఆమె ఆ శిల్పిని ఎంతోకొని యాడారు కూడా.

తాజా వార్తలు

[3 వ పేజీలో]

ఇద్దరు మనుష్యులతో ఉపగ్రహాన్ని సోవియెట్ రష్యా ప్రయోగించిందా?

—అమెరికా ప్రముఖుని సందేహం

(''ఆంధ్రప్రభ''కు ప్రత్యేకం) వాషింగ్టన్, ఫిబ్రవరి 15:—

ఫిబ్రవరి 3 వ తేదీన సోవియెట్ రష్యా ప్రయోగించిన ఆరున్నర టన్నుల ఉపగ్రహంలో ఇద్దరు మనుష్యులున్నారని, కాని వారిని తిరిగి భూమికి రప్పించడంలో రష్యన్ శాస్త్రజ్ఞులు పూర్తిగా విఫలులయ్యారని అమెరికా కాంగ్రెసు ప్రతినిధుల సభకుచెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు జేమ్సుఫుల్టన్ ప్రకటించారు.

రోదసిపైన సోవియట్ యూనియన్ సాధిస్తున్న విజయ పరంపరకు స్తంభీభూతులయిన కాంగ్రెస్ ప్రతినిధుల రోదసీ వ్యవహారాల సంఘంలో ప్రసంగిస్తూ ఆరున్నర టన్నుల ఉపగ్రహాన్ని ఉపయోగించడం ద్వారా అమెరికాకంటే ఎంతో ముందున్నదని రష్యా బుజువుచేసినదని స్పష్టం చేశాడు.

ఫిబ్రవరి మూడవ తేదీన ప్రయోగించిన ఉపగ్రహం రెండు రోజులతరువాత మూడు భాగాలుగా విడిపోయినదని దీన్నిబట్టి చూడగా వినువీధిలో ఏదో 'విచిత్ర' సంఘటన జరిగినట్లు బుజువవుతున్నదని ఫుల్టన్ పేర్కొన్నాడు. బహుశా ఉపగ్రహంలో మనుష్యులను పంపి తిరిగి భూమికి రప్పించడానికి చేసిన ప్రయత్నమై ఉండవచ్చుని, లేదా ఉపగ్రహంనుండి శుక్రగ్రహం దిశవైపు రాకెట్‌ను మనుష్యుడు ప్రయోగించి ఉండవచ్చని ఆయన అన్నారు.

ఫిబ్రవరి మూడవ తేదీన ప్రయోగించిన ఉపగ్రహంలో మనుష్యుడుకాని, మరేజీవరాసికాని, లేదని రష్యా ప్రకటించింది. కాని ఈ ఉపగ్రహంనుండి శుక్రగ్రహంవైపు రాకెట్‌ను పంపడానికి రష్యా ప్రయత్నించి విఫలం చెందినదని అమెరికాలోని రోదసీ వ్యవహారాల ప్రవీణులు భావిస్తున్నారు.

కాంగ్రెసు ప్రతినిధుల రోదసీ వ్యవహారాల సంఘంలో సాక్ష్యం మివ్వడానికిగాను నేడు చాలా మంది నిపుణులను రప్పించారు. అమెరికా జాతీయ రోదసీ వ్యవహారాల సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ ఎడ్మండు బక్లీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ డ్రైడన్ నేడు సాక్ష్య మిచ్చారు. కాంగ్రెసు ప్రతినిధుల రోదసీ వ్యవహారాల సంఘం అధ్యక్షుడు ఓవర్టన్ (బ్రూక్స్) ప్రసంగిస్తూ, శుక్రగ్రహంపైపు రష్యా ప్రయోగించిన రాకెట్ అత్యద్భుత విషయమని పేర్కొన్నారు.

బాబూజి



"ఈ చాకలిని మనం సుతరామ నమ్మకూడదు. నా బట్టలన్నీ వాడికి సరిగ్గా సరిపోతాయి."

గిజెంగా ప్రభుత్వానికి యూగోస్లావ్, ఘనా గినియాల పరిగణన

బెల్‌గ్రేడ్, ఫిబ్రవరి 15:—

యూగోస్లావియా, ఘనా, గినియా ప్రభుత్వాలు తాము స్టాన్లీవిల్లీలో అధికారంలోవున్న, శ్రీ లుముంబాను అభిమానించే, ఆన్‌టోయిన్ గిజెంగా ప్రభుత్వాన్నే మొత్తం కాంగోరిపబ్లిక్‌కు చట్టసమ్మతిమైన సర్వాధికారయుక్తమైన ప్రభుత్వంగా తాము గుర్తిస్తున్నట్లు నేడు ప్రకటించాయి.

శ్రీ గిజెంగాకు నేడొక టెలిగ్రాం పంపిస్తూ, "శ్రీ లుముంబా అనంతరం కాంగోకు మిమ్మల్నే చట్టవిహితమైన ప్రభుత్వాధిపతిగా యూగోస్లావియా పరిగణిస్తున్నదని యూగోస్లావ్ విదేశాంగమంత్రి శ్రీ పోపోవిక్ తెలియజేశారు.

శ్రీ లుముంబా పైశాచికంగా, అతి దారుణంగా హత గావించబడినందుకు తామెంతో విచారిస్తున్నామనీ, కాంగో స్వాతంత్ర్య పరిరక్షణలో శ్రీ గిజెంగా కృషి జయప్రదం కావాలని తాము కోరుతున్నామని శ్రీ పోపోవిక్ ఈ సందేశంలో పేర్కొన్నారు.

ఇలాగే, ఘనా ప్రభుత్వం, గినియా ప్రభుత్వం కూడా తాము స్టాన్లీవిల్లీలోని గిజెంగా ప్రభుత్వాన్నే కాంగోకు చట్టసమ్మతమైన ఏకైక ప్రభుత్వంగా గుర్తిస్తున్నామని ప్రకటనలు చేశాయి. శ్రీ గిజెంగాకు తాము సర్వవిధాలా సహాయం అందజేయగలమని ఈ ప్రభుత్వాలు వాగ్దానం చేశాయి కూడా.

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
ఉగాది నవలల పోటీ

మొదటి బహుమతి	రెండవ బహుమతి	మూడవ బహుమతి
రూ 500/-	రూ 300/-	రూ 200/-

నవలలు పాపుటావు సైజున 400 పుటలకు మించి వుండ రాదు. చరిత్రాత్మక, సాంఘిక, పౌరాణికములకు చెందిన ఏ ఇతివృత్తమైనా ఎన్నుకొనవచ్చును.

రచనలు మాకు ఫిబ్రవరి 28 వ తేదీనాటికి అందవలెను.

—ఎడిటర్

తాంబూలములకు
యాలక్కాయ, లవంగము
ఇప్పుడు అక్కరలేదు.
రూచి
సుగంధ ద్రవ్య సముదాయము
అన్ని కిరాణా కొట్లలో దొరుకును.
కిల్లీకొట్లలో వాడబడుచున్నది.
నానాకాస్మటిక్సు, విజయవాడ-2.

చర్మశుభ్రతకు
నిక్సోడెర్మ్ (NIXODERM)ను రాసినచో మీ చర్మ మలము మాయమగును. వేడి నీళ్ళ నిక్సోడెర్మ్ (NIXODERM) తాకి చూచినచో ఉత్తమ ఫలితము [illegible]. నిక్సోడెర్మ్ (NIXODERM) సంహరించును. [illegible] మీ చర్మమును మృదువుగాను, నాజూకుగాను ఉంచగలదు. నిక్సోడెర్మ్ (NIXODERM)ను నేడే మీ కెమిస్టు వద్ద కొనుడు.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
1961 ఫిబ్రవరి 16, గురువారం
పాడ్యమి ఉ. 10—15 వరకు
శతభిషం రా. 4—43 వరకు
వర్జ్యం రా. 10—32 నుండి 11—57 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 16, గురువారం

కృతకవాదం

భారత శాసనసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ఉత్తర సరిహద్దు తగాదా విషయంలో భారతప్రభుత్వ వైఖరిని మరొకమారు అసందిగ్ధంగా ఉద్ఘాటించారు. చైనా ప్రభుత్వోద్యోగులతో భారత ప్రభుత్వోద్యోగులు ఢిల్లీలో, పెకింగ్‌లో తుదకు రంగూన్‌లో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం తేల్చిన సారాంశాల ఫలితంగా మరింత బలపడ్డ వైఖరి యిది.

ఈ సారాంశాలను సాకల్యంగా పరిశీలిస్తే, చెప్పుకోదగిన ఏ ఆధారాలూ లేకుండానే భారతభూమిలో దాదాపు 50 వేల చదరపుమైళ్ల ప్రదేశం తనదే నని వాదిస్తున్న చైనా దుస్సాహసానికి అచ్చెరువు కలుగుతుంది. దీనిలో సుమారు 12 వేల చదరపుమైళ్ళ భాగాన్ని ప్రస్తుతం చైనావారు ఆక్రమించి కూర్చున్నారు.

నిస్సందేహంగా ఇది దురాక్రమణ అని భారత ప్రభుత్వోద్యోగుల నివేదిక రుజువుచేస్తున్నది. పిడివాదం చెయ్యడం తప్పితే, చైనా ప్రభుత్వోద్యోగులు తా మాక్రమించిన భూభాగాలు తమవే అని రుజువు చేసుకోడానికి బలమైన ఆధారం ఒక్కటి కూడా చూపలేకపోయారు.

భారత ప్రభుత్వోద్యోగుల నిరూపణప్రకారం ఇండియా ఉత్తర సరిహద్దును ఇపుడు క్రొత్తగా గుర్తించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ప్రకృతి చేతనే సహజంగా గుర్తించబడిన సరిహద్దు ఇది. చరిత్ర దీనిని ఖాయపరిచింది. శతాబ్దాల తరబడి సంప్రదాయం కూడా దీనినే బలపరుస్తున్నది. 1959 సెప్టెంబరుకు పూర్వం చైనా దీని నెప్పుడూ శంకించి ఉండలేదు. ఈ ఒక్క అంశం చాలు - చైనా దెట్టి కృతక వాదమో తెలియజేయడానికి.

ప్రకృతి గుర్తించిన సరిహద్దు అంటే, ఉత్తరానికి ప్రవహించే నదీప్రాంతాలనుంచి దక్షిణానికి ప్రవహించే నదీ ప్రాంతాలను వేరుచేస్తున్న సరిహద్దు అన్నమాట. భారత ప్రభుత్వ వాదం ఈ ప్రకృతిసిద్ధమైన రేఖను ఆద్యంతమూ అనుసరించగా, చైనావారు తమ చిత్తం వచ్చినట్టు చాలచోట్ల ఈ రేఖకు దిగువగాఉన్న ప్రాంతాలు తమవే నన్నారు. భారత ప్రభుత్వ వాదాన్ని బలపరచడానికి, 1684 నుంచీ వేర్వేరు ఒడంబడికల సాక్ష్యం ఉన్నది. ఇవేవీ చెల్లవనడం తప్ప, చైనా వారు ప్రత్యేకించి తాము చూపగలిగిన సాక్ష్యం ఏమీ లేదు.

తన వాదం రుజువుచెయ్యడానికి భారత ప్రభుత్వం అధికారికమైన ప్రాత దేశ పటాల నెన్నింటినో చూపగలిగింది. చైనావారు 1950 కి పూర్వం ప్రకటించబడ్డ అధికారికమైన దేశపటం ఒక్కటికూడా చూపించలేకపోయారు.

ఈశాన్యపు దిక్కున 'మెక్ మెహన్ రేఖ' అనబడే సరిహద్దుకు ఆధారమైన 1914 సిమ్లా ఒడంబడికను తాను ఎప్పుడూ ఆమోదించలేదనిగదా చైనా ఇప్పు డనేది? కాని, 1947లో చైనా ప్రభుత్వం ఈ ఒడంబడికను ఆమోదించినట్టు నిరూపించే దస్తావేజొకటి భారతప్రభుత్వోద్యోగులు బయటపెట్టి ఆ వాదాన్ని ఖండించారు. అయితేనేం? చైనా తన ధోరణి మార్చుకోలేదు. దురాక్రమణ బుద్ధులకు సత్యంతో పని యేమున్నది?

ఇట్టివే ఇంకెన్నో ఉన్నాయి చైనా వాదపు నిస్సారతను నిరూపించడానికి. సత్యం చూడనొల్లని వారితో ఇక వాదించి ప్రయోజనం లేదుగనుక, దీని నలా వదలివేసి కర్తవ్యనిష్ఠితులం కావడం అవసరం. అది ఏ రూపంలో ఉండేదీ రాష్ట్రపతి తన ప్రసంగంలో స్పష్టంచేశారు.

దురాక్రమణకు సంబంధించిన సమస్యలను సైతం శాంతిమార్గాన పరిష్కరించుకోవాలనే భారతదేశం అభిలషిస్తున్నది. దురాక్రమణకు తలయొగ్గడంమాత్రం ఎన్నటికీ జరగనేరదు. దురాక్రమణ ఉపసంహరించబడే పర్యంతమూ మనం విశ్రమించడానికి వీలు లేదు. మనవాదం సత్యబద్ధమైనప్పుడు, దృఢంగా దానికి అంటిపెట్టుకొని ఉండడమే మన ముఖ్యకర్తవ్యం. అవసరమైతే సైనికశక్తితో మన హక్కులను మనం సంరక్షించుకోడానికి సైతం సిద్ధపడి ఉండాలి గనుక, రక్షణ సన్నాహాలు కూడా తీవ్రంగా ఒక ప్రక్కన సాగిపోతూ ఉండవలసిందే. పరిస్థితులు అంతవరకు పోనవసరం లేకుండా, చైనా నేడు కాకపోతే రేపైనా, తనతప్పుతాను తెలుసుకొని దురాక్రమణను ఉపసంహరించుకుంటే నిజంగా అంతకంటె కావలసిన దేమున్నది ?

హామర్‌షెల్డ్ బర్తరఫ్‌కు రష్యా ప్రతిపాదన

భద్రతాసంఘంలో కాంగో సమస్య తేలకపోతే తమ చర్య తప్పదని గిజెంగా సూచన

మిత్రరాజ్యసమితి కార్యాలయం, న్యూయార్క్, ఫిబ్రవరి 14:— శ్రీ హామర్‌షెల్డును సమితి సెక్రటరీజనరల్ పదవినుంచి బర్తరఫ్ చెయ్యాలనీ, కాంగోలో సమితిచర్యలు నెలరోజులలోపుగా ముగించాలనీ సూచిస్తూ సోవియట్‌యూనియన్ నేటిరాత్రి భద్రతాసంఘంలో అధికారరీత్యా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది.

ఇదేసమయంలో స్టాన్లివిల్లీలోని లుముంబా అనుకూలప్రభుత్వ నాయకుడు శ్రీ ఆంటోయిన్ గిజెంగా ఒక ప్రకటనచేస్తూ కాంగో విషమస్థితిని చక్కబరచడంలో భద్రతాసంఘం చేసే ప్రయత్నాలకు ప్రతిబంధకం కాగల చర్యలను వేటినీ తాను తీసుకొనబోనని అన్నారు.

బెల్జియంపై ఆంక్షలు విధించాలనీ, కాంగోనుంచి బెల్జియనుల నందరను ఉపసంహరించాలనీ, కాటంగా ప్రెసిడెంట్ శ్రీ షోంబీని, కాంగో సేనాని మేజర్ జనరల్ మొబుటూలను విచారణకు పెట్టడానికి వీలుగా అరెస్టు చెయ్యాలనీ కూడా సోవియట్ యూనియన్ ప్రతిపాదించిన తీర్మానం పేర్కొన్నది.

భద్రతాసంఘం రేపు ఉదయం సమావేశమౌతున్నందున ఈలోపుగా వ్యవధి కొంత వుండగానే తమ ముసాయిదాను సభ్యులకు పంచిపెట్టించవలసిందని సోవియట్ ఉప విదేశాంగమంత్రి శ్రీ వెలేరియన్ జోరిన్ సమితి సహాయ కార్యదర్శి శ్రీ గియోర్గి అర్కడేవ్‌కు వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.

సమితి సెక్రెటరీజనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌ను తాము గుర్తించబోమన్న ప్రకటనకు అనుగుణంగా అండర్ సెక్రెటరీ జనరల్‌కు లేఖ వ్రాయడంద్వారా మాస్కో నేడు తన నిర్ణయాన్ని పురస్కరించుకొని తొలిచర్య తీసుకొంది.

తీర్మానం ఈక్రింది ప్రధానాంశాలు పేర్కొన్నది:

"శ్రీ పాట్రిస్ లుముంబాను, ఆయన సహచరులను అరెస్టుచెయ్యడం అంతర్జాతీయ నేరం. సమితిప్రణాళిక సూత్రాలకు అది వ్యతిరేకం. శ్రీ లుముంబా ఆయన సహచరుల హత్యకు దారితీసిన బెల్జియం చర్యలను విధిగా నిరసించాలి.

"సమితి ప్రణాళిక 41వ సూత్రానికి అనుగుణంగా బెల్జియంపై ఆంక్షలు విధించాలి. శోంబీ, మొబుటూల క్రింది సైనికదళాలను, జెండార్మరీని నిరాయుధం చెయ్యడం సమితి పైఅధికారులకు విధివిహితం. ఒక నెలలోపుగా కాంగోలో తన చర్యలను సమితి ముగించి కాంగోలీస్ ప్రజలే తమ ఆంతరంగిక వ్యవహారాలను పరిష్కరించుకొనడానికి వీలుగా అక్కడి విదేశ సైన్యాలు ఉపసంహరించబడాలి. కాంగో రిపబ్లిక్‌లోని ప్రముఖ నాయకులపై సాగిన దౌర్జన్య చర్యలలో పాల్గొన్నందుకు సెక్రెటరీ జనరల్ పదవినుంచి శ్రీ హామర్‌షెల్డ్‌ను తప్పించాలి".

గిజెంగా ప్రకటన

స్టాన్లివిల్లీలోని లుముంబా అనుకూల ప్రభుత్వం నాయకుడు శ్రీ ఆంటోయిన్ గిజెంగా నేడు ఒక ప్రకటన చేస్తూ, కాంగోలో విషమస్థితి తొలగించడానికి భద్రతా సంఘంచేసే కృషి ఫలితంగా సర్వపక్ష సమ్మతంకాగల పరిష్కారమార్గం కుదరని పక్షంలో కాసాబ్లాంకాసభలో యిటీవల జరిగిన రహస్య నిర్ణయానికి అనుగుణంగా చర్యతీసుకోగల స్వేచ్ఛను తాము వినియోగించుకోగలమని అన్నట్లు పారిస్ పత్రిక 'లెమాండె' నేడు ప్రకటించింది.

గిజెంగా ఈ వార్తను పారిస్‌లోని తన ప్రతినిధికి పంపించాడట.

శోంబీ, మొబుటూల బలాలు నిరాయుధం చేసి, పార్లమెంటును తిరిగి సమావేశపరచాలనీ, మా ప్రభుత్వాన్ని ఉంచడమో, రద్దు చెయ్యడమో నిర్ణయించవలసినది పార్లమెంటేనని శ్రీ గిజెంగా అన్నారట.

తమ ప్రత్యర్థుల బలాలు నిరాయుధం చెయ్యబడినపుడు లుముంబా బలాలు కూడా అందుకు అంగీకరించగలవనే భావించవచ్చునని 'లెమాండె' వ్రాసింది.

ప్రెసిడెంట్ నాజర్ యుగోస్లేవియా ప్రెసిడెంట్ శ్రీ టిటో, భారత ప్రధాని శ్రీ నెహ్రూ, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ శ్రీ సుకర్నో, కాసాబ్లాంకాలో యిటీవల సమావేశమైన రాజ్యాల... స్టాన్లివిల్లీ ప్రభుత్వానికి పరిగణన యీయవలసినదిగా కోరుతూ లేఖలు వ్రాశారని మిడిల్ ఈస్ట్ న్యూస్ ఏజెన్సీ నేడు ప్రకటించింది.

స్టాన్లివిల్లీలోని గిజెంగా ప్రభుత్వాన్ని యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ గుర్తించినట్లు కయిరో రేడియో నేడు ప్రకటించింది.

రేపు ఉదయం ప్రారంభంకానున్న భద్రతా సంఘం సమావేశంలో తాను ప్రసంగించదలచినట్లు సోవియట్ ప్రతినిధి శ్రీ జోరిన్ భద్రతా సంఘానికి అధ్యక్షత వహిస్తున్న బ్రిటిష్ ప్రతినిధి సర్ పాట్రిక్ డీన్‌కు తెలియజేశారు.

తాను కూడా ప్రసంగించదలచినట్లు అమెరికన్ ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ పేర్కొన్నారు.

శ్రీ రాజేశ్వర దయాల్ నివేదిక కూడా సమావేశం ఎజెండాలో వుంది.

భద్రతా సంఘం రేపు ఉదయం 9 గంటలకు ఇండియా కాలమానం ప్రకారం సమావేశం కానున్నది.

హామర్‌షెల్డుకు బ్రిటన్, కెనడాల సమర్థన

లండన్, ఫిబ్రవరి 14:— సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌ను బ్రిటన్ పూర్తిగా సమర్థించగలదని ఒక బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి అన్నాడు.

కెనడియన్ విదేశాంగమంత్రి శ్రీ గ్రీన్ అట్టావాలో కూడా యిదేవిధంగా కెనడా కామన్సు సభలో ప్రకటించారు.

సమితికే ప్రమాదం తెచ్చిన చర్యలు

శ్రీ స్టీవెన్సన్ వాక్యం

న్యూయార్క్, ఫిబ్రవరి 14:— సమితిలోని అమెరికన్ ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ సమితి ప్రణాళికా ప్రతినిధుల సంఘం సమావేశంలో ప్రసంగిస్తూ యిటీవల కాంగోలో సంభవించిన సంఘటనలు సమితి ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టిన వన్నారు.

సమితి సెక్రెటరీ జనరల్‌ను తాము సమర్థిస్తున్నామని కూడా ఆయన అన్నారు.

శ్రీ లుముంబా హత్యతో కాంగో సమస్యకుగల అమిత ప్రాధాన్యాన్ని, నిర్మాణాత్మకంగా దానిని పరిష్కరించవలసిన ఆవశ్యకతను మరింత స్పష్టం చేసినవని కూడా శ్రీ స్టీవెన్సన్ అన్నారు.

శ్రీ హామర్‌షెల్డ్ పదవి కాలపరిమితి 1963 ఏప్రిల్‌వరకు వుంది. అయితే, సమితిలోని పెక్కుమంది సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయిన పక్షంలో రాజీనామా యివ్వాలనే నిర్బంధం ఏదీ సమితి ప్రణాళికలో లేనప్పటికీ కూడా రాజీనామా యివ్వడం ధర్మమనే చెప్పవచ్చు.

రష్యా నిర్ణయం సంగతి తెలిసినప్పుడు శ్రీ స్టీవెన్సన్ ఏమీ వ్యాఖ్యానించనప్పటికీ కలవరపడ్డట్లు కనిపించారు.

'లుముంబా అమరజీవి'

కాంగో ప్రథమ ప్రధాని హత్యకు ప్రపంచ నాయకుల సంతాపం

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) లండన్, ఫిబ్రవరి 14:— కాంగో ప్రథమ ప్రధానమంత్రి పాట్రిస్ లుముంబా హత్యను ప్రపంచనాయకులందరూ నేడు తీవ్రంగా నిరసించారు.

ఈ ఘాతుకచర్యను గర్హిస్తూ ప్రపంచంలోని అనేక ముఖ్యనగరాలలో హర్తాళ్, ప్రదర్శనలు జరిగినవి. "లుముంబాహత్య జరిగినప్పటికీ ఆయన ఆశయాలు సజీవంగా నిలిచివుంటవి" అనేది ఈ ప్రదర్శనలలో తరుచు వినవచ్చిన నినాదం.

బ్రిటన్, ఘనా, ఇండియా, సియెరాలియోన్ దేశస్థులు నలుగురు "మిత్రరాజ్య సమితి ఒక బూటకం", "లుముంబా కలకాలం జీవించే వుంటాడు" అనే నినాదాలు వ్రాసివున్న అట్టలు పుచ్చుకుని లండన్‌లోని బెల్జియం రాయబార కార్యాలయం ఎదుట ఇటూ అటూ తిరిగారు.

లుముంబా హత్యకు సంతాపాన్ని వెలిబుచ్చుతూ బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం అధికారప్రకటన ఒకటి చేసింది.

క్రుశ్చేవ్ సందేశాలు

లుముంబా హత్యకు సంతాపాన్ని ప్రకటిస్తూ సోవియెట్ ప్రధాని శ్రీ క్రుశ్చేవ్ శ్రీ ఆంటోయిన్ గిజెంగాకు, శ్రీమతి లుముంబాకు సందేశాలు పంపించారు.

కాంగో రిపబ్లిక్ తాత్కాలిక ప్రధాని అని శ్రీ గిజెంగాను సంబోధించి శ్రీ క్రుశ్చేవ్ తన సందేశంలో ఇలా తెలియజేశారు. "నేరస్థులను శిక్షించి, కాంగో దేశభక్తులకు తమ పోరాటంలో సోవియెట్ యూనియన్ చేయగలిగిన సాయమంతా చేస్తుంది."

లుముంబా హత్యకు నిరసన తెలుపుతూ బెల్జియన్ రాయబార కార్యాలయం ఎదుట ప్రదర్శన జరుపుతున్న ఆరువేలమంది విదేశ విద్యార్థులు, మాస్కో కార్మికులు ఆ కార్యాలయపు తలుపులను, కిటికీలను విరగగొట్టారు. ప్రదర్శకులు పుచ్చుకున్న అట్టలపైన "బెల్జియన్ వలసవాదులు నశించాలి", "హంతకులను శిక్షించాలి", "లుముంబాను హత్యచేశారు కాని లుముంబా ఆశయాలు సజీవంగానే వుంటవి" "హామర్‌షెల్డ్‌ను పదవినుంచి తొలగించాలి" అనే నినాదాలు వ్రాసివున్నవి.

చౌఎన్-లై సందేశం

లుముంబా హత్యకు సంతాపాన్ని తెలియజేస్తూ చైనా ప్రధానమంత్రి శ్రీ చౌ ఎన్—లై ఇవాళ స్టాన్లీవిల్లీలో లుముంబా అనుకూల ప్రభుత్వ నాయకుడైన శ్రీ ఆంటోయిన్ గిజెంగాకు ఒక సందేశం పంపించారు.

ప్రెసిడెంట్ టిటో ప్రకటన

పాట్రిస్ లుముంబా "హత్య ఇటీవలిచరిత్రలో కనీవినీ ఎరుగనంత ఘాతుకమైన" దని యుగోస్లేవియా ప్రెసిడెంట్ టిటో అన్నారు.

పాట్రిస్ లుముంబా హత్యకు బెల్‌గ్రేడ్‌లో నిరసన తెల్పుతున్న జనసమూహం బెల్జియన్ రాయబార కార్యాలయంపై దాడిచేసి, మొదటి అంతస్థులోని కుర్చీలు బల్లలు వగైరాలన్నిటినీ కాల్చివేసి, ఆ తరువాత ఫ్రెంచి రాయబార కార్యాలయంపైకి వెళ్లారు. అనంతరం నగరం మధ్యలోవున్న చౌకులో పెద్ద బహిరంగసభ జరిగింది.

క్యూబా ప్రధాని కాస్ట్రో ప్రకటన

లుముంబా హత్య "సామ్రాజ్యవాదం, వలసతత్వం, ఆటవిక ప్రవృత్తి కలిసి చేసినపని" అని క్యూబా ప్రధానమంత్రి డాక్టర్ ఫైడెల్ కాస్ట్రో వర్ణించారు. సామ్రాజ్యవాదులు, గుత్తవ్యాపారులు తాబేదారులు ఈ హత్య జరిపారనికూడా ఆయన అన్నారు.

మిత్రరాజ్య సమితి సెక్రెటరి జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ రాజీనామా నివ్వాలని క్యూబా ప్రభుత్వం కోరింది. సమితి భద్రతా సంఘానికి ఒక నిరసన లేఖకూడా పంపబడింది.

డాక్టర్ ఎన్క్రుమా ఆరోపణ

శ్రీ లుముంబాను, ఆయనతోపాటివారిని హత్యచేసే విషయంలో మిత్రరాజ్య సమితి తోడుదొంగగా వ్యవహరించిందని ఘనా ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్క్రూమా ఆరోపించారు.

విజయవాడలో హర్తాళ్

విజయవాడ, ఫిబ్రవరి 15:— కాంగో రిపబ్లిక్ మాజీ ప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబా హత్యపట్ల నిరసన తెలుపుతూ విజయవాడలో ఇవాళ హర్తాల్ జరిపారు. మామూలు వ్యాపారం ఆగిపోయింది. గవర్నరుపేట, గాంధీనగర్ ప్రాంతాలలో చాలా దుకాణాలు మూసివేశారు.

కడియం సమీపాన బస్సు బోల్తా

ఒకనిమృతి: 16 గురికి గాయాలు

రాజమండ్రి, ఫిబ్రవరి 14:— మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి నుండి కోటిపల్లికి యాత్రికులను తీసుకు వెడుతున్న ఒక స్పెషల్ బస్సు కడియం దాటిన తర్వాత బోల్తాకొట్టిందని తెలియవచ్చింది.

ఆలమూరు భూమి తనఖా బ్యాంకు కార్యదర్శి శ్రీ చామర్తి సుబ్బారావు వెంటనే మరణించారనీ, ఒకనికి తీవ్రంగానూ, మరి 15 గురికి స్వల్పంగానూ గాయాలు తగిలాయని తెలియజేయబడింది.

సంగ్రహ ప్రకటనలు

మోటారు సైకిలు

1959 మోడల్ రాయల్ యన్‌ఫీల్డు 1.5 మంచి కండిషన్‌లో వున్న మోటారు సైకిలు అమ్మబడును. (రింగన్ : 1156)

ది మోడరన్ సైకు ఇన్‌స్టిట్యూట్,
రామగోపాల్ వీధి, విజయవాడ—1.

టెండరు నోటీసు

మచిలీపట్నం మునిసిపాలిటి

మచిలీపట్నం మునిసిపాలిటీ ఆరోగ్యశాఖకు చెందిన లారీ మరియూ ట్రాక్టరు మరమ్మతు చేయుటకు, క్రొత్త పనిముట్లు వేయుటకుగాను సీలువేయబడిన టెండర్లు ది 28—2—61 తేదీ ఉదయం 11 గంటలవరకూ శ్రీ మునిసిపల్ కమీషనరుగారిచేగాని లేక వారిచే అధికారము పొందినవారిచేగాని మునిసిపల్ ఆఫీసులో తీసుకొనబడును. వచ్చిన టెండర్లు అదినముననే ఉదయం గ. 11—30 ని. లకు అప్పటి హాజరైయున్న టెండరుదారుల ఎదుట తెరువబడును. టెండరు షరతులు, ఇతర వివరములు అర్జీ దాఖలుచేసినవారికి ఇవ్వబడును. టెండరు డిపాజిట్టు క్రింద రు. 170—00లు చెల్లించవలెను.

(సం.) యన్. యమ్. మూర్తుజా, కమీషనరు.

మెషినరీ ట్రస్సుల అమ్మకం

ట్రాంకు చెరిగిన స్క్రీ మోడలు 16 హెచ్. పి. జ్యాక్‌స్టోన్ యింజన్సు, 2½ X 2½ ఫీటింగుతో [illegible] సైజు ట్రస్సులు 4 న్నా అమ్మబడును.

[illegible], శ్రీకాకుళం, కృష్ణా.

కావలెను

1961 జూన్ మాసమునుండి, బొబ్బిలి సి. బి. యం. బాలికా మాధ్యమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేయుటకు ట్రెయిండ్ గ్రాడ్యుయేటు, తెలుగు క్రైస్తవురాలు, బి. ఎ. బి.ఇడి. కావలెను. ఈ క్రింది అడ్రసుకు దరఖాస్తులు పంపవలెను. మేనేజరు ;
సి. బి. యం. హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు, బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా.

వేలం నోటీసు

పంచాయతీ సమితి పక్కవల్లి

1961—62 సం. కు పక్కవల్లి పంచాయతీ సమితి యాజమాన్యమునగల పక్కవల్లి వారపు సంతలో సుంకములు వసూలు చేసుకొను హక్కును తే. 1—3—61 దీని ఉదయము 11 గం. లకు బహిరంగముగా సదరు పంచాయతీ సమితి కార్యాలయములో వేలము వేయబడును. వేలములో పాల్గొనువారు ముందుగా రు. 100లు ధరావతు చెల్లించవలెను. వేలము షరతులు, విధులు మొదలగు వివరములు పంచాయతీ సమితి కార్యాలయములో పనివేళలందు తెలుసుకొనవచ్చును.

బ్లాకు డెవలప్‌మెంట్ ఆఫీసరు.

టెండరు నోటీసు

ద్రాక్షారామ మునిసిపాలిటి

ద్రాక్షారామ మునిసిపాలిటీకి 1961—62 సం. కు స్టేషనరీ సామానులు మరియు ఎలక్ట్రికు సామానులు సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు కమీషనరువారిచే గాని లేక వారి అధికారము పొందబడ్డవారిచే గాని ది. 28—2—61 మధ్యాహ్నము 3 గంటల వరకు తీసుకొనబడును. ఆ తేదీనే సాయంకాలం 4 గంటలకు టెండరర్ల సమక్షమున తెరువబడును. ఇతర విషయములు కావలసినవారు ఆఫీసు పనిచేయు కాలములో స్వయముగా గాని, దరఖాస్తుద్వారాగాని టెండరు నోటీసు పొందవచ్చును. ప్రతి టెండరరు వేరు వేరుగా డిపాజిట్టు రు. 50/—లు కట్టి రసీదు టెండరుకు జతపర్చవలెను.

జె. ఆర్. రామమోహనరావు, కమీషనరు.

ఆడవాళ్ళు

ఇంట్లో శాంతి : తంట్లో క్రాంతి

ప్రపంచంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం భద్రతా సమితి ఒకటి స్థాపించారు. దాంట్లో చాలాదేశాల్ని సభ్యులుగా చేర్చుకొన్నారు. ఎక్కడ ఏ అశాంతి బైలుదేరినా "మేం వున్నాం" —అనేది ఆ సమితి ఆశయం. అది శాంతి భద్రతల నెంతవరకు స్థాపించిందో మనకు తెలుసు మనుకోండి...

అసలు 'శాంతి' అనేది గృహంలో బయలుదేరాలి. సంసారాల్లో శాంతి వుంటే —సంఘంలో శాంతి తొంగిచూస్తుంది. సంఘంలో శాంతి భద్రతలు తొణికిసలాడితే... క్రమంగా మానుకోటలో ప్రవేశించి శాంతిదేవతా — అత్యంతానందంతో నృత్యం చేస్తుంది.

అందుకనే మనవాళ్లు "ఇంట గెలిచి రచ్చ గెలవ" మన్నారు. మరి గృహాల్లో ఎంతవరకు శాంతి లభిస్తోంది ?.. దానికి ప్రాతిపదిక లెంతవరకు తయారవుతున్నాయి ? అనేది సమస్య.

చాలాసంసారాల్లో భార్యాభర్తల మధ్య శాంతి లేదు. ఆ అశాంతి వాతావరణం పిల్లలమీదక్కూడా ప్రాకుతోందని చాలామంది విచారిస్తూవుంటారు. అందరినీ నిందించడం కాదుగాని — కొందరి దోరణులు తెలియ చెయ్యడమే ముఖ్యం.

పెళ్లి 'షరతు' కాదు

సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు వ్రాశారు... 'వివాహం ఒక షరతుకాదు... ఒక సభ్యత, ఒక ఆధ్యాత్మిక సమస్య. ఇరువురి హృదయాల అనుపమ సమ్మేళనం కల్యాణం... ఇది విచ్ఛిన్నం కాని విచిత్ర బంధం' అని.

ఈ దృష్టితో దాంపత్యాలను తిలకించేవారెంత మంది వుంటారనేది ప్రశ్నగా పరిణమిస్తోంది. చాలా దాంపత్యాలలో పొరపులు రావడానిక్కారణం... ఒకరి నొకరు అర్థం చేసుకోలేక పోవడమేనని పెద్దలు నిర్ధారించారు.

స్త్రీ హృదయంలో అనేకమైన విచిత్ర తత్వాలు ఇమిడి వుంటాయి.. 'ఇదమిత్థ'మని హృదయాన్ని దిద్ది చూపించడం స్త్రీలకు నచ్చని శిల్ప మన్నా డొక రచయిత...

'ఆడవారి మాటలకు
అర్థాలే వేరులే'

—అన్నారు ప్రఖ్యాత కవి పింగళి నాగేంద్రరావుగారు. "మాది మూగభాష... యుగయుగాలుగా పన్నుతున్న భాష ఇది..." అన్నదొక నాయిక...

ఏదైనా మనవిజయమే

తన హృదయాన్ని తెలుసుకోవాలని పురుషుడు ప్రయత్నించడం స్త్రీ కొక విజయ సోపానం. అతడు తెలుసుకొన్నా విజయమే... తెలుసుకోలేకపోయినా విజయమే!...

"మగవానితో పోరాడటంలో గర్వం వుంది గాని — గెలవడంలో లేదు" అన్న దొక నారీమణి. అందువల్లనే దాంపత్యాన్ని "ఆధ్యాత్మిక సమస్య" అన్నారు...

చిత్రవిచిత్రమైన స్త్రీ హృదయాన్ని, విప్పి చెప్పు సూత్రంతో జాకీ గార్లెండు వ్యక్తపరిచింది. ఆమె అంటుంది పురుషుల నుద్దేశించి...

"మీరు నాయకత్వాన్నెప్పుడూ వదులుకోవద్దు... కళ్లాలు మా చేతికిచ్చి కళ్లు తేలవేసి కూర్చోవద్దు... హక్కులు స్త్రీలమీద వదిలితే— గుక్క తిప్పుకోలేనంత పని అవుతుంది...

"సరిగ్గా ఆలోచించేవారికది విజయంగా తోచదు... పురుషుని పరిత్యాగంగానే కనిపిస్తుంది... పురుషుని త్యాగం పడతులు సహించలేరు. అధికారమంతా తనచేతుల్లోకి తీసుకొన్న స్త్రీకి 'పతిని ప్రేమించడ' మనేదే తెలియదు. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రేమే నశించిపోతుంటే —ఇంకా అధికార మెందుకు ఆడవారికి ?...

చాలామంది స్త్రీలు ఇంట్లో తనమాట చెల్లడంలేదని, వంట్లో జాగుండటమ్లా, కంట్లో నలక పడ్డట్టూ ఎంతో బాధపడుతూవుంటారు. అసలు చెప్పక చెప్పక ఒక్కమాట చెపుతాను... ఆ ఒక్కటీ ఎగరగొట్టేస్తారు... ఇంకా నేనేం ప్రత్యేకత సంపాదించుకొంటా నీ కొంపలో" అని దిగులుపడే వారనేకమంది వుంటారు.

పేరాజు పెద్దమ్మ సలహా!

ఒక జానపద గాథలో, ఇలాగే పతి తనమాట వినడంలేదని బాధపడే ఒక ఇల్లాలికి పేరాజు పెద్దమ్మ సలహా చెపుతుంది... "నువ్వు రంభలాగా ముస్తాబు చేసుకొని రాణిలాగా విహరించి భర్తను ఆదేశించడానికి ప్రయత్నించకు... అప్పు డతని మనస్సుతో చెప్పలేని స్వార్థం, హెచ్చలేని ఈర్ష్య వస్తాయి..." అంది.

"మరి ఎలా అవ్వా! ఆయనకు నా హృదయం విప్పి చెప్పడం ?" అని అడిగిందా పడుచు.

"ఏమీలేదు. అలంకారాలు మానెయ్యి...ఆడంబరం తగ్గించు... వడిలినట్లుగా కనిపించు... బడలినట్లుగా నటించు... తూలి వ్రాలిపోతున్నట్లు సంచరించు... అతనికి నీపైన జాలి పుడుతుంది..." అన్నదామె.

"జాలి పుడుతుందా అవ్వా! సౌందర్యంతో జయించ లేనిదాన్ని... అనారోగ్యంతో జయించగలనా" అన్నదా పడుచు.



కాస్త మందుత్రాగి కళ్లుమూసుకు పడుకోవూ

వోర్పుచూపే తీర్పు

"అవును.. నీలో సౌందర్యం కనిపించినంతవరకూ అతనిలో దర్పం తొంగిచూస్తుంది. గాని — దయకాదు... నీలో వోర్పు కనిపించినంతవరకూ అతనిలో తీర్పు కనిపిస్తుందిగాని— నేర్పుకాదు... నీలో హాసిక కనిపించినంతవరకూ అతనిలో అధికారం కాపురం చేస్తుందిగాని — అభిమానం కాదు" అని చెప్పిందా అవ్వ.

ఆ పడుచు అలాగే అశక్తత ప్రదర్శించి, అనురాగాన్ని అందుకోవడం నేర్చుకొంది. మనం సామాన్యంగా చూస్తూవుంటాం చాలామంది భర్తలు... భార్య సేవిస్తున్నంతసేపూ డబాయిస్తూ వుంటారు... ఆమె పడక వేస్తేప్పుడు —

హృదయం ఎండినట్లు, ఏదో బాధ కొర్కొర్లి చెందుతున్నట్లు, అనుకొని అనుభూతి గుండెల్ని పిండుతున్నట్లు బాధపడి — జాలితో, చూడగుటుగుతా రామెను. ఏమని చెప్పినా "నువ్వున్నావుగా" అని గదమాయించే వ్యక్తి ప్రతిపనికీ "నేనున్నానుగా, నువ్వూరుకో" అనడం ప్రారంభిస్తాడు.

అవ్వ చెప్పినదాంట్లో అర్థం.—భర్తల్ని అలా దొంగ రోగాలతో భయపెట్టమని కాదు. ఎప్పటికీ వినని వాళ్ళుంటే, అలా ప్రయత్నించి జయం పొందడంకన్నా మార్గం లేదనేదే దానిలోగల తాత్పర్యం.

కరిగితే మొరగడంకాదు

దాంపత్యాలలో శాంతి నెలకొనాలంటే పరస్పరం — జాలి, కరుణా వుండాలి. ఒకరికోసం ఒకరు కరిగిపోవాలి. అంతేగాని — ఒకరు కరుగుతుంటే — రెండోవారు మొరగడం కాదు. అలా జరిగితే కరిగే హృదయం గడ్డకట్టుకొని — కొంతకాలానికి విరగడం ప్రారంభిస్తుంది.

అందుకనే పాపం చాలామంది ఆడవాళ్లు "నాకు రోగమున్నా వస్తే బాగుండును" అని తిట్టుకొంటూ వుంటారు. అప్పుడు భర్త అనుకూలుడుగా మారడం, మందు మాకులివ్వడం, మంచిగా మాట్లాడటం సంభవిస్తాయి.

అందుకనే కాబోలు మా బంధువుల్లో ఒకావిడ నెలకోసారి పడకవేస్తూ వుండేది... 'అదేమిటమ్మా అలా పడిపోతున్నావు మాటి మాటికీ, మందో మాకో పుచ్చుకోరాదా" అని ఎవరైనా అంటే —

భోగాలకోసమే రోగం

"ఈ జబ్బుకు మందెందుకు, నేనొచ్చుడు రమ్మంటే అప్పుడొస్తుంది. — ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతుంది — భోగాలమీద ఆసక్తి వున్నంతవరకూ పడివుంటాను... అది తిరగానే లేచి తిరుగుతాను" అనేది. పాపం మా భార్యా భర్తలకు సఖ్యత అనేది వుండేదికాదెక్కడా! కొక్కిరు నువ్వులాగానే సాగిపోయే దా సంసారం...

ఈ సందర్భంలో ఇంకో చిన్నకథ జ్ఞాపకం వస్తోంది. మా వూళ్లో ఒక రైతు అతిగర్వంగా తిరుగుతూ వుండేవాడు. ప్రతివాడిమీదా తిరగబడుతూ వుండేవాడు. భార్య ఎంత చెప్పినా వినేవాడుకాదు. అనవసమ్మతో ఆవిడ అంటూవుంటే — కోపంతో ఆయన వీపుమీద నాలుగుబాది బైటికి వెళ్లేవాడు.

చివరి కొకరోజున ఆ రైతు వుంగవు తెవరిమీదో పోట్లాటకుపోతే — వాళ్లు తిరగబడి మోకాళ్లు విరగ్గొట్టారు... ఇంటికొచ్చి కూలబడిపోయాడు. భార్యను చూసి "ఇక నువ్వేనే దిక్కు... వచ్చిపడిందే చిక్కు..." అని ఏడవడం మొదలుపెట్టాడు. ఆవిడ ఆయనకు వుపచారం చేస్తూ, సంతయావన్మలో పడేది.

కాళ్ల నే నయంచేస్తాను....

'సేవచేసి కాళ్లు సరిగ్గా తెప్పిస్తే — బుద్ధి ఇలా వుంటుందా? తిరిగి బదులా అవుతుందా ?' అని. చివరకు అన్నది "మోకాళ్లు నే నయంచేస్తాను. బుద్ధి మీరు నయం చేసుకొంటారా ?' అని. అతడు పరేసని వొప్పుకొన్నా డా సమయంలో.

ఇలాటి సంఘటనలనుబట్టి ఆడవాళ్లు స్వార్థపరులనీ, అదును దొరికినప్పుడు పురుషుల నతిక్రమించాలని చూస్తారనీ భావించడం పొరపాటు. అప్పుడప్పుడు పురుష హృదయంలోగల మాధుర్యాన్ని తా మనుభవించాలనీ, తమ హృదయంలోగల వుప్పాడిని వారిమీద వెదజల్లాలనీ వారుపడే తిప్పలేగాని ఇవన్నీ — వారుకోరే గొప్పలు మాత్రం కావు.

ఈ విషయాన్ని పురస్కరించుకొని జాకీ గార్లెండు వ్రాసింది — "గృహంలో పురుషుడి ప్రధానస్థానం ఆక్రమించాలనేది స్త్రీల అభిమతం. కొన్ని కొన్ని సందర్భాల్లో స్త్రీలు తమ మాట నెగ్గాలని పట్టుపడతారు... చివరికిదాకా పోట్లాడతారు...

క్షణిక విజయాలు-నెరజాణలు

"క్షణిక విజయానికి నెరజాణల హృదయాలు ఆసక్తి పడుతూ వుంటాయి. హృదయాంతరాళంలో మాత్రం విజయమంతా పురుషునికే అందించి, తమ కళ్లను విప్పిన కలువలుగా మార్చుకోవాలనిపిస్తుంది... తమ ఆనందాన్ని పురుషునికి గుచ్చిఇచ్చే మాలగాచేసుకోవాలనే వుంటుంది. పైచెయ్యి పురుషుడిదే ఎప్పుడూ! స్త్రీ దాని కోసం తాపత్రయపడడం వట్టి పోజు—కాదంటే మోజు.

—రావూరు



జనగణన, 1961

మీరు అడుగబడే ప్రశ్నలు

ప్రతీ వ్యక్తి గురించి

1. ఎ. పేరు.
1. బి. కుటుంబం పెద్దతో బంధుత్వము.
2. వయస్సు పూర్తి అయిన సంవత్సరములలో
3. వివాహ విషయం, అవివాహితులా, వివాహితులా, భార్య లేక భర్త పోయినవారా, విడాకులిచ్చినవారా ?
4. ఎ. జన్మస్థానము.
4. బి. జన్మస్థానము గ్రామమా? పట్టణమా ?
4. సి. గణింపబడు వూరిలో కాక వేరు వూరిలో జన్మించిన యెడల ఇచ్చట ఎంత కాలంగా ఉంటున్నారు ?
5. ఎ. జాతీయత, 5. బి. మతము, 5. సి. నిమ్నజాతి, నిమ్న తెగలలో దేనికైనా చెందినవారా ?
6. అక్షరాస్యులా ? ఎంతవరకు చదువుకున్నారు ?
7. ఎ. మాతృభాష 7. బి. ఇంకా ఏయే భాషలు వస్తాయి ?
8. వ్యవసాయం చేస్తున్నారా ?
9. వ్యవసాయ కూలీగా చేస్తున్నారా ?
10. కుటుంబ పరిశ్రమలో పనిచేయుచున్నచో, అచ్చట మీరు చేయుపని, కుటుంబ పరిశ్రమ ఎట్టిదో, మీరు ఆపరిశ్రమలో నవుకరుగా పనిచేయుచున్నది వివరంగా చెప్పండి.
11. పై 8, 9, 10 ప్రశ్నలలోని పనులుగాక మరేమైన పనులు చేయుచున్నచో, పని, పరిశ్రమ, వృత్తి, వ్యాపారము, ఉద్యోగ వివరములు మరియు అందు మీరు యజమానులా, ఉద్యోగులా? ఒంటరిగా పనిచేయుదురా? లేక కుటుంబ వ్యక్తులలో చేరి పనిచేయుదురా? సంస్థ పేరున్నఎడల ఆ పేరు.
12. పై 8 నుండి 11వ ప్రశ్నల లోనున్న పనులేమియు చేయనిచో వ్యాసంగము—ఉదా. కేవలం గృహ కృత్యములు చేయువారు, విద్యార్థి, ఉద్యోగ విరమణ చేసినవారు అద్దెలు మున్నగువానివలన జీవించువారు, జైలునందు శిక్షననుభవించువారు, ఉద్యోగాన్వేషణ ప్రథమంగా చేయుచున్నవారా? పూర్వం ఉద్యోగంచేసి ప్రస్తుతము నిరుద్యోగులా ?
13. స్త్రీయా, పురుషుడా ? (నపుంసకులు జనాభా లెక్కలకొరకు పురుషులుగా లెక్కలోనికి తీసుకొన బడుదురు.)

కుటుంబమును గూర్చి

1. కుటుంబము వ్యవసాయము చేయుచున్నచో సాగుచేయబడు భూమి, ప్రభుత్వమువారి వద్ద నుండి తీసుకొనినదా లేక ఇతరులవద్దనుండి తీసుకొనినదా? అట్టి ఆస్తికి స్థానిక పేరు, కుటుంబము, భూమిని ఇతరులకు సాగుచేయుటకు ఇచ్చి యున్నారా?
2. కుటుంబమునకు ఏదైన కుటుంబ పరిశ్రమ కలదా ? అయినచో సంవత్సరములో ఎన్ని మాసములు పరిశ్రమ జరుగును.
3. కుటుంబ పరిశ్రమ, కుటుంబ వ్యవసాయములలో విడివిడిగాను, కలసి పనిచేయు కుటుంబ సభ్యుల సంఖ్య.

(ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల సూపరింటెండెంటుగారిచే ప్రచురించ బడినది)

"లుముంబా హత్యకు ప్రతీకార చర్య తప్పదు"

: x :

దక్షిణ కాటంగాను నుగ్గునూచం చేస్తామని లువాలబా ప్రభుత్వం హెచ్చరిక

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 14:—

కాంగో తొలి ప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబా మృతికి ప్రతీకారం చేసి తీరుతామని దక్షిణ కాటంగాలోని షోంబీ ప్రభుత్వాన్ని బెదరిస్తూ ఉత్తర కాటంగాలోని లువాలబా ప్రభుత్వం రేడియోలో ఒక ప్రకటనను నేడు బ్రాడ్‌కాస్ట్ చేసింది.

ఏనోనో నుంచి వినిపించిన ఈ రేడియో ప్రకటన దక్షిణ కాటంగాపై లుముంబాపట్ల అభిమానంగల బలాలు దండయాత్ర జరపడం తథ్యమనీ, ప్రెసిడెంట్ షోంబీ ప్రభుత్వం అధీనంలోగల ప్రాంతాన్ని పూర్తిగా మగ్గునూచం చెయ్యక మానమని తెలుపుతున్నది.

షోంబీకి సమితి కబురు

కాంగో తొలి ప్రధాని శ్రీ లుముంబా మరణాన్ని గురించిన వార్తలు వెలువడిన వెంటనే యిక్కడి సమితి అధికారులు ప్రెసిడెంట్ షోంబీకి 'అతిజరుగురు విషయమై మిమ్మల్ని చూడవలసివుంది' అని సూచిస్తూ ఒక సందేశాన్ని పంపారనీ, అయితే ఈ కబురుకు ఇంకా జవాబు రాలేదనీ సమితి ప్రతినిధి ఒకరు నేడు యిక్కడ పేర్కొన్నారు.

సమితిపై కాటంగా ప్రెసిడెంట్ ఆరోపణ

కాటంగాలో మిత్రరాజ్యసమితి అంతర్యుద్ధాన్ని తెచ్చిపెట్టిందనీ, దేశాన్ని రక్తపాతంలో ముంచెత్తుతున్నదనీ కాటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయిసే షోంబీ నేడు ఆరోపించారు.

సమితిసేనల ఆగమనంతోనే విప్లవకారుల ఘాతాలు ఏర్పడడం సంభవించిందనీ, సమితి సైన్యాలరాకకు పూర్వం కాటంగా ప్రశాంతంగా వుండేదనీ, యిప్పుడు సర్వనాశం ఎదురై, దాని అభివృద్ధి అనేక సంవత్సరాలు వెనుకబడిందనీ శ్రీ షోంబీ అన్నారు.

సమితి ఒడంబడికలను మన్నించలేకపోయిందనీ, చివరకు లుముంబా అభిమానులైన సైనికులు స్టాన్లీవిల్లీనుంచి వచ్చి తమ రాష్ట్రంలో ప్రవేశించడం జరిగిందని అన్నారు.

ఈ కల్లోలం కొన్నిసంవత్సరాలకుగాని విదేశ సైన్యాల రాకతోను, విపరీతమైన ఖర్చుతోను కాని ముగిసే అవకాశం వుండకపోవచ్చునని కూడా శ్రీ షోంబీ పేర్కొన్నారు.

'లుముంబాసమాధిని చూడనివ్వము'

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 14:—

శ్రీ పాట్రిస్ లుముంబా మరణంపట్ల ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని త్రోసివేస్తూ, ఆయన సమాధిని విచారణసంఘం చూడడానికి అనుమతించబోమని కాటంగా అధికారులు నేడు ఒక ప్రకటన చేశారు. ప్రపంచ విస్తృతంగా కొనసాగుతున్న విమర్శలు యిక్కడి అధికారుల నెంతమాత్రం చలింపజేయనట్లే కనిపిస్తోంది.

శ్రీ లుముంబా హత్యవిషయంలో అంతర్జాతీయ విచారణకు అనుమతించే అభిప్రాయం కాటంగా అధికారులకు లేనట్లే తోస్తోంది.

సమితి సేనాని జనరల్ ఇన్డాన్ స్వయంగా దర్యాప్తు చెయ్యడానికి వచ్చినప్పుడు ఆయన మాచనను అనుమతించే అవకాశంలేదని యిక్కడి కాటంగా దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సన్నిహితులైన వర్గాలవారు అన్నారు.

జనరల్ ఇన్డాన్ వచ్చినప్పుడు ఏంచేస్తారు అని ప్రశ్నించగా 'కొన్ని పత్రాలు మాత్రం' అందజేస్తాము అని ఈ వర్గాలవారు అన్నారు.

ముగ్గురి సమాధులను విచారణ సంఘం చూడడానికి ఎంతమాత్రం అనుమతించబోము అని కూడా ఈ వర్గంవారు స్పష్టీకరించారు.

లుముంబాను చంపిన గ్రామస్థుం పర్వతో కాటంగా ప్రభుత్వం ఏకీభవిస్తుందని కూడా వీరు విశదం చేశారు.

గాంధీ గౌరవార్థం తపాలా బిళ్లలు

బొంబాయి, ఫిబ్రవరి 15:—

మహాత్మాగాంధీ గౌరవార్థం అమెరికా ప్రభుత్వం ముద్రించిన నాలుగు సెంట్లు, ఎనిమిది సెంట్లుగల పోస్టు బిళ్లల ఆల్బంను నిన్న అమెరికా ప్రభుత్వంతరఫున రాబర్ట్‌కార్, మహారాష్ట్ర గవర్నరు శ్రీ శ్రీప్రకాశకు బహూకరించారు.

ఆల్జీర్స్, ఫిబ్రవరి 13:—

అల్జీరియా దక్షిణ నైరుతి భాగాలలో జరిగిన సైనిక చర్యల ఫలితంగా 52 మంది విప్లవకారులు నిహతులు కావడమో, ఖైదీలుగా పట్టుబడడమో జరిగిందని నిన్న యిక్కడ ప్రకటించబడింది.

"తుదివరకు సమరం సాగించండి"

కాంగో ప్రజలకు చైనా హెచ్చరిక

(ఆంధ్ర ప్రభకు ప్రత్యేకం)

టోకియో, ఫిబ్రవరి 15:—

కాంగో తొలి ప్రధాని పాట్రిస్ లుముంబాను హత్య గావించినందుకు చైనా ప్రభుత్వం నేడు తీవ్ర నిరసన ప్రకటిస్తూ లుముంబా అనుకూల సైన్యాలను 'తుదివరకు పోరాటం సాగించవలసిందిగా' హెచ్చరించింది.

దీనికి సంబంధించి చైనా ప్రభుత్వం విడుదల చేసిన అధికార ప్రకటనను, స్టాన్లీవిల్లీలోని లుముంబా అనుకూల ప్రభుత్వ నాయకుడైన శ్రీ గిజెంగాకు చైనా ప్రధాని పంపిన సందేశాన్ని నవచైనా వార్తాసంస్థ నేడు పూర్తి వివరాలతో ప్రకటించింది.

''కాంగోలో జరిపిన ఘాతుక కృత్యాలన్నిటికీ సామ్రాజ్యవాదులు, వారి ఏజెంట్లు తగిన శాస్తి అనుభవించి తీరాలి. కాంగో ప్రజలు ఆఫ్రికన్ ప్రజల జారినుంచి ఎట్టి పరిస్థితుల్లో వారు తప్పించుకొన జాలరు'' అని పేర్కొన్నది చైనా ప్రభుత్వం తన ప్రకటనలో.

చైనా ప్రధాని చౌఎన్‌—లై తన సందేశంలో ఇలా అన్నారు:

''లుముంబా హత్య కాంగో ప్రజలలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసి, సామ్రాజ్య వాదులు, వారి ఏజెంట్లకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాన్ని మరింత విస్తృత స్థాయిలో సాగించడానికి వారందర్నీ ఐక్యం చేసి ఒకత్రాటిమీద నిలబెడుతుంది''.

''కాంగో ప్రజలు తమ దుఃఖాన్నే ఒక మహాయుధంగా వినియోగించి అమెరికా, వారి ఏజెంట్లకు వ్యతిరేకంగా తుదివరకు దీక్షతో పోరాటం సాగిస్తారని చైనా ప్రజలంతా విశ్వసిస్తున్నారు.'

'బెల్జియన్లనునిక్కచ్చిగా ఖండించాలి'

సమితికి రష్యా అభ్యర్థన

మాస్కో, ఫిబ్రవరి 14:—

పాట్రిస్ లుముంబా హత్యకు దారితీసిన బెల్జియన్ సామ్రాజ్యవాదుల చర్యలను 'నిక్కచ్చిగా ఖండించాలని', రష్యా నేడు సమితిని గట్టిగా కోరింది. సోవియెట్‌ప్రభుత్వం ఈవిషయమై ఒక ప్రకటన చేసినట్లు టాస్ వార్తాసంస్థ పేర్కొన్నది.

శ్రీ లుముంబా, ఆయన సహచరుల హత్యను సమితి సూత్రావళికి విరుద్ధమైన ఒక అంతర్జాతీయ నేరంగా భావిస్తున్నానని రష్యా తన ప్రకటనలో పేర్కొన్నది.

లియోపాల్డ్ విల్లీలో ఉద్రిక్త పరిస్థితి

యూరోపియనులపై ప్రతీకార చర్యలకు కాంగోలీస్ పౌరుల బెదరింపు

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 15—

కాంగో తొలి ప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబా హత్య వార్త వినగానే కాంగోలీస్ పౌరులు అనేకమంది ఆగ్రహావేశ వివశులై తమ చిక్కులన్నిటికీ కారణమైన బెల్జియం రాజు మృతినే తాము కోరుతున్నామని ప్రకటించారు.

శ్రీ లుముంబాను, ఆయన సహచరులను హత్య చేసినందుకు యూరోపియనులపై ప్రతీకార చర్యలు తీసుకొంటామని కోపోద్రిక్తులైన కాంగోలీస్ సైనికులు బెదిరించారు.

అండ్‌జిలీ విమానాశ్రయంలోని రేడియో ఆపరేటర్లు ఫ్లయిట్ కంట్రోల్ గదినుంచి తమ పనులను అలా వదిలివేసి బయటకు వెళ్లిపోయారు. హోటళ్లలోని వెయిటర్లు, ఖాతాదారులు ఏమైపోయినదీ లక్ష్యపెట్టక బయటికి వచ్చిపోయారు.

పెక్కుమంది కాంగోలీస్ నిర్ఘాంతపోయి కంటనీరు పెట్టుకొన్నారు.

అయితే ఎక్కువగా ప్రతీకార చర్యలు జరగవచ్చునని భయపడిన స్టాన్లీవిల్లీనుంచి విషమ సంఘటనలు జరిగిన వార్తలేవీ రాలేదు.

ఆమె తన భవనానికి తిరిగి కారులో వెళ్లిపోయింది.

స్టాన్లీవిల్లీలో జనరల్ లుండులా ప్రజలను శాంతంగా వుండవలసిందని నచ్చచెప్పి, దౌర్జన్యాలు చెలరేగకుండా వారించారు.

టునిస్ వ్యాఖ్య

లుముంబాను హత్యకావించడం అతిహేయమైన ఘాతుకకృత్యమని టునీషియన్ ప్రభుత్వం ప్రకటించింది.

శ్రీ దయాళ్‌కు లుముంబా సతి వినతి

తన భర్త మృతదేహాన్ని యిప్పించవలసినదని

హతుడైన కాంగో తొలి ప్రధాని శ్రీ లుముంబా భార్య పాలైన పాదరక్షలైనా లేకుండా లియోపాల్డ్‌విల్లీ వీధులగుండా తన భవనంనుంచి రాయల్ హోటల్‌లోని సమితి ప్రధాన కార్యాలయానికి నడిచి వెళ్లింది.

ఆమెతోపాటు శ్రీ లుముంబా అనుచరులు ఒక స్త్రీ, కొందరు పురుషులు కూడా వెళ్లారు. లుముంబా వ్యతిరేకులకు తాము శాంతియుత కార్యభారంపైనే వెడుతున్నామని నిరూపించడానికి రెండు తెల్లజెండాలను వారు తీసుకువెళ్లారు.

వెంట వచ్చినవారు బయట వేచివుండగా లుముంబా రెండేళ్ల మగశిశువు నెత్తుకొని ఆమె ఒక గంటసేపు వేచివుండి తన భర్త మృతదేహానికి క్రైస్తవ మతధర్మానుగుణంగా అంత్యక్రియలను జరిపించడంకోసం తెప్పించి అప్పగింపవలసిందని శ్రీ దయాల్‌ను కోరింది.

శ్రీ దయాల్ ఈ విషయంలో సమితి సహాయం చేయుస్తానని వాగ్దానం చేశారు.

(8వ కాలంతరువాయి)

కాంగోలో శాంతిస్థాపనకు సమితి ప్రధాన కార్యదర్శి హామర్‌షెల్డ్ ద్వారా సమర్థవంతమైన చర్యలు తీసికోవాలని స్టీవెన్సన్ సూచించారు. ఆయన ప్రసంగంలో యింకా యీవిధంగా అన్నారు:

''ఇట్టి విపత్కర పరిస్థితులలో సమితి కార్యదర్శి హామర్‌షెల్డ్‌ను అప్రతిష్టపాలు చేసి, తొలగించడానికి ప్రయత్నించడం కాంగోలో సమితి కార్యకలాపాలకే తీవ్రవిఘాతం కలిగించగలదు. అంతేకాదు. ఇలాంటిచర్య తీసికోవడం అంటూ జరిగితే మొత్తం మిత్రరాజ్యసమితి వ్యవస్థనే బలహీనపరచగలదు.''

''తక్షణ చర్యలను అమలుజరపడానికి వీలయిన తీర్మానాన్ని రూపొందించడానికి ఇతర ప్రతినిధు లందరితోను సంప్రతింపులకుసిద్ధంగాఉన్నాము.''

''రాత్రిం పగళ్లుకూడా సమావేశం జరపడానికి సిద్ధంగా ఉన్నాము. ఒడంబడిక కుదిరే వరకు సమావేశానికి మేము సిద్ధంగా ఉన్నాము.''

''కాంగోలో సమర్థవంతమైన చర్యలు అమలు జరపవలసిన సమయమిదే. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.''

జోరిన్ ఆరోపణ

మిత్రరాజ్య సమితి, న్యూయార్కు, ఫిబ్రవరి 15:—

కాంగోసమస్య పరిష్కారానికి సంబంధించి అమెరికా సూచించిన పథకం ''ఇంతకు ముందు అనేక విషమ పరిణామాలకు దారితీసిన పాత ధోరణులనే'' గుర్తుకు తెస్తున్నదని సోవియెట్ ప్రతినిధి శ్రీ వెలెరిన్ జోరిన్ నేడు భద్రతా మండలిలో ఆరోపించాడు.

ఆంధ్ర ప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి

: x :

అత్యుత్సాహంతో ప్రజలు ముందుకురావాలని ప్రణాళికా మంత్రి రేడియో ప్రసంగం

హైదరాబాద్, ఫిబ్రవరి 15:—

ఆంధ్ర ప్రదేశ్‌లో పరిశ్రమలు త్వరితగతిలో నెలకొల్పడానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో ఎప్పుడూ రాయబారాలు జరుపుతూఉంటుందనీ, అయితే ప్రజలు కూడా ఉత్సాహంతో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందంజ వేయాలనీ ప్రణాళికామంత్రి శ్రీ పి. రంగారెడ్డి నేటిరాత్రి ఆల్‌ఇండియా రేడియో హైదరాబాద్ స్టేషన్‌నుండి ప్రసంగిస్తూ స్పష్టంచేశారు.

రాష్ట్రంలో పరిశ్రమలను అభివృద్ధిపరిచే బాధ్యత పూర్తిగా ప్రజలదేననే అభిప్రాయాన్ని శ్రీ రంగారెడ్డి వెలిబుచ్చారు. ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు అవసరమనీ, రాష్ట్రంలో వ్యవసాయంపైనే ఎక్కువగా ప్రజలు ఆధారపడి ఉన్నారనీ, గనుక తలసరి ఆదాయం చాలాతక్కువగా ఉన్నదనీ, అందుచేత ఆదాయం పెంచడానికి పరిశ్రమలను సత్వరం నెలకొల్పాలనీ శ్రీ రంగారెడ్డి వివరించారు.

కొత్తగూడెం,తాండూరులలో కార్బొనైజేషన్ ప్లాంటులు స్థాపించడానికి ప్రభుత్వం పథకాలు తయారు చేసిందన్నారు. దీనివలన బొగ్గు వాడకంలో మెరుగు కనుపిస్తుం దన్నారు.

చర్మపరిశ్రమాభివృద్ధికి తృతీయ ప్రణాళికలో ప్రభుత్వం ఒక కోటి రూపాయలు కేటాయించిందనీ, చట్టబద్ధమైన బోర్డును ఈ పరిశ్రమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నదనీ శ్రీ రంగారెడ్డి చెప్పారు.

ఎరువుల ఫ్యాక్టరీలు

కొత్తగూడెం,విశాఖపట్నంలోనిర్మించదలచినఎరువులఫ్యాక్టరీలు ప్రైవేటురంగంలోనే వుంటాయని ఆయన స్పష్టంచేశారు. ఈ రెండు ఫ్యాక్టరీలు నెలకొల్పబడితే రాష్ట్ర అవసరాలు తీరగలవన్నారు.

సనత్‌నగర్‌లో కేంద్ర ప్రభుత్వం ఔషధాల ఫ్యాక్టరీ నెలకొల్పడానికి నిర్ణయించిం దన్నారు. రాష్ట్రంలో భారీపరిశ్రమలను, మధ్యరకపు పరిశ్రమలను అభివృద్ధి చేయడంలో సహాయపడేందుకు పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. యాభై లక్షల రూపాయల పెట్టుబడితో లఘుపరిశ్రమలకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ నెలకొల్పబడుతుందన్నారు.

తృతీయ ప్రణాళికలో గ్రామీణ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం కలదనీ, చిన్న పట్టణాలలో పరిశ్రమలు నెలకొల్పబడతాయనీ, పారిశ్రామిక సహకార బ్యాంకులు నెలకొల్పబడతాయనీ,లేదులు, డ్రిల్లింగు యంత్రాలు, తదితర పనిముట్లు ఉత్పత్తి చేసే చిన్నచిన్న పరిశ్రమలు నెలకొల్పబడతాయనీ శ్రీ రంగారెడ్డి తెలియ జేశారు.

మాచ్‌ఖండ్ నదిలో పడవ ప్రమాదం

28 మంది మరణించారని వార్త

హైదరాబాద్, ఫిబ్రవరి 15 :—

మాచ్‌ఖండ్‌నదిలో క్రిందటివారం జరిగిన పడవప్రమాదంలో ఇరవై ఎనిమిది మంది మునిగి పోయారని ఇవాళ మధ్యాహ్నం ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయానికివార్త వచ్చింది.

ఇంత వరకు 14 శవాలు కనుపించాయి.మిగతా శవాలకోసం వెతుకుతున్నారు. పడవలో 35మంది ఉన్నారు. వీరందరూ ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ వాస్తవ్యులు. సింకిపుట్‌లోగిరిజన ఉత్సవానికి వీరు వెడుతున్నారు. వీరిలో స్త్రీలు, పిల్లలు ఉన్నారు.

పడవ మనిషి పక్క గ్రామంలో ఉన్నాడనీ, అతని అనుమతి లేకుండా పడవ నడిపారనీ, గాలికి పడవ ఒరిగిందనీ, స్త్రీలు పిల్లలు భయపడి కదలడంతో పడవ మునిగిందనీ తెలిసింది.

ప్రమాదం మాచ్‌ఖండ్ నది ఆంధ్రాలో దగ్గర జరిగింది. ఏతేదీని ప్రమాదం సంభవించింది తెలియలేదు.

జిల్లా అధికారులవద్ద నుంచి పూర్తి వివరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్నది.

నేపాల్ అభివృద్ధికి కమిషన్ల నియామకం

ఖాట్మండూ, ఫిబ్రవరి14:—

నేపాల్ వివిధ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఉన్నతాధికారులతో 14 కమిషన్లను నియమించింది. వీటిలో రాజకీయ నాయకులు, సైనికోద్యోగులు, పోలీసు ఉద్యోగులు సభ్యులుగా వున్నారు.

కాంగోపై నెహ్రూ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

యధాతీతి పరిపాలన సాగించవలసిందిగా కోరింది. పార్లమెంటు రంగంలో కనపడడం అదే ఆఖరుసారి. ఇది ఇలా ఉండగా కాంగో సర్వసేనానిగా కల్నల్ మొబుటూ రంగంలోకి వచ్చాడు. ఇతని పాత్రను సమర్థించడానికి చట్టరీత్యా ఎట్టి ప్రమాణాన్నిగాని చూపలేము. కల్నల్ మొబుటూ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యంగా రెండు లక్ష్యాలను దృష్టిలో పెటుకొని అతడు పనిచేశాడు. (1) పార్లమెంటును సమావేశం కాకుండా చూడడం (2) లుముంబాను అధికారం నుంచి వెనక్కి నెట్టివేయడం.

''మొదట్లో ఇతని చర్యలను అరికట్టడానికి సమితి కొంత ప్రయత్నించింది. లుముంబాకు రక్షణ ఇచ్చింది కూడా. కాని తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

''ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గుర్తించాలి. కాంగోలో మిత్రరాజ్య సమితి అడుగు పెట్టినప్పుడు అక్కడఉన్న బెల్జియన్ సైనిక దళాలన్నిటినీ ఉపసంహరింప జేయడానికి మొట్టమొదట నిర్ణయించుకుంది. ఆప్రకారం బెల్జియన్ దళాలన్ని ఎక్కువభాగం గత ఆగస్టు నెలనాటికి వెనక్కి పంపివేయ బడ్డాయి. కాని ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే కొద్దిరోజుల్లోనే బెల్జియన్లు తిరిగి కాంగోకు రావడం ప్రారంభించారు. సమితి ప్రతినిధి ఆండ జేసిన రెండవ నివేదికలో ఈవిషయం పేర్కొనబడింది. అయితే బెల్జియన్ ప్రభుత్వం ఈపని చేయించడం లేదనీ, కాటంగాలోని కొందరు అధికారులు కల్నల్ మొబుటూ ఆహ్వానంపై 'ప్రైవేట్ పార్టీల' వారైరు అక్కడికి వెళుతున్నట్లు అప్పట్లో అన్నారు. ''ఈ అధికారులంతా నిజానికి, ప్రత్యేకించి సొంబీ బెల్జియన్ వర్గంవారికి ప్రతినిధులుగా పనిచేస్తూ వచ్చారు. ఇటు కాటంగా ప్రభుత్వంలోను, లియోపాల్డ్‌విల్లీ ప్రభుత్వంలోను బెల్జియన్ సివిల్ అధికారులు మిలటరీ అధికారులు ఎందరో ఉన్నారు. ఇంచుమించు ప్రభుత్వ విధానాలన్నిటినీ వీరే నిర్ణయిస్తూ వచ్చారు. కాంగో వ్యవహారాలలో ఇతరులు జోక్యం చేసుకొన కూడదని అంటూనే వారు ఈపనిచేస్తూ వచ్చారు. కొన్ని సందర్భాలలో సమితి ఆదేశాలు ఎంత పరిమితంగా ఉండడం జరిగిందంటే తత్ఫలితంగా సమితిదళాలు సమర్థవంతంగా అక్కడ పనిచెయ్యలేక పోయాయి. సమితి ఆదేశాలు పరిమితంగా ఉండడం అనే నెపంక్రింద అవాంఛనీయమైన అనేక సంఘటనలు జరిగాయి. సమితి విజ్ఞప్తిపై కాంగోకు సైన్యాలను పంపిన దేశాలవారందరికీ దీనివల్ల ఎంతో ఆగ్రహంకూడా కలిగింది. సమితి నిశ్చితమైన విధానాలను అవలంబించక పోయినట్లయితే తమ సేనలను ఉపసంహరించడానికికూడా అనేకదేశాలు నిశ్చయించాయి.

''ప్రజలకు ఆహారాన్ని అందజెయ్యడంలోను వైద్య సదుపాయాలు కల్పించడంలోను కాంగోలోని సమితి సైనికదళాలు బ్రహ్మాండంగా పనిచేశాయి. కాని రాజకీయ విషయాల్లో మట్టుకు సమితి చాలా నీరసంగా, అధికారాన్ని బలాత్కారంగా ఆక్రమించుకొన్నవారికి, కాటంగాలోను, తదితర ప్రాంతాలలోను ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నవారికి సాయపడేటట్టుగా ఎంతో మంద కొడిగా పనిచేసింది.

''కొన్ని దేశాలవారు సమితి బలగంనుంచి తమ సేనలను ఉపసంహరించుకొనడంతో మరొక సమస్య ఏర్పడింది. కాంగోనుంచి సమితి నిష్క్రమిస్తే అంతర్యుద్ధం చెలరేగడమే కాదు, తమ తమ పక్షాలవారికి పూతం ఇవ్వడంకోసం ఇతర రాజ్యాలవారు భారీయెత్తున కాంగోలో ప్రవేశించి ఉండేవారు. దానివల్ల ఎట్టి పరిణామాలుసంభవించిఉండేవో వేరే చెప్పవలసిన అవసరం లేదు.

''కాంగోకు వెళ్లిన సమితి సామరస్య సంఘం ప్రధానబాధ్యతలలో నిర్బంధంలో ఉన్న లుముంబా దగ్గరికి వెళ్లి రాజీపరిష్కారసాధనకు గాను అతనితో సంప్రతింపులు జరపడం అన్నిటికంటె ముఖ్య విషయంగా పేర్కొనాలి. కాంగోలో బహుళ ప్రజాభిమానం గలిగిన నాయకుడు శ్రీ లుముంబా ఒక్కడే. అతడు లేకుండా కాంగో వ్యవహారాలు చక్కబడడం అన్నది కలలోమాట. ఈవిషయాన్ని తెలిసిఉండే, బెల్జియన్ అధికార్ల సలహా ప్రకారం సారధ్య సంఘంవారు లుముంబాను కలిసికొనడానికి వీలులేకుండా సొంబీ ఆటంకాలు కల్పించాడు.

''ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత కాటంగా జైలునుంచి లుముంబా తప్పించుకు పారిపోయి నట్టు వార్తలు వ్యాపించాయి. ఎవరో కొద్ది మంది మాత్రమే ఈవార్తలను నమ్మారు. లుముంబాను చంపివేసి దాన్ని కప్పిపుచ్చడానికే ఈ పుకార్లను పుట్టించినట్టు కొందరు అనుమానాలు వెల్లడించారు కూడా. చివరికి అదే నిజమయి రెండు, మూడు రోజుల క్రిందట లుముంబా చంపివేయబడినట్టు వార్తలు వెలువడ్డాయి.

''ఈ విషాద సంఘటనను గూర్చి మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. లుముంబా హత్యచేయబడినా డనడంలో ఎట్టి సందేహం లేదు. దీనికి సంబంధించి కాటంగా ప్రభుత్వం చెప్పున్న సంజాయిషీలు, సృష్టించిన అభూతకల్పనలు ఎంతైనా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. లుముంబా హత్యతో తమకెట్టి సంబంధం లేదని అంటూనే లుముంబా హత్యాకారులు వీరేఅన్నట్టు ప్రజలు అనుమానించే విధంగా వారు ప్రవర్తించారు. ''లుముంబా ఎక్కడ హత్య చేయబడ్డాడో బైట పెట్టడానికి వారు ఇప్పుడు అంగీకరించడం లేదు. హత్యా సంఘటనపై విచారణ జరపడానికి కూడా వారు అంగీకరించడంలేదు. లుముంబా హత్యాస్థలం బైటపడితే అది ఒక మహాయాత్రా స్థలం అవుతుంది. దీన్నిబట్టి లుముంబా బద్ధ విరోధులకు కూడా అతనికిగల పలుకుబడిపట్ల ఎంత నమ్మకం ఉందో విశదం కాగలదు. ఎందువల్లనంటే లుముంబా కాంగో స్వాతంత్ర్య వీరుడు. కాంగో జాతీయోద్యమాన్ని స్థాపించినది అతడే. కేవలం తన తెగవారికి చెందిన ప్రజలలోనే కాంగో ప్రజానీకం అంతటికీ అతడు అభిమాన నాయకుడు.

''ఈ సందర్భంలో మరొక ముఖ్య విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాంగో రావలసినదిగా మిత్రరాజ్య సమితిని లుముంబాయే ఆహ్వానించాడు. చివరికి పరిస్థితి ఏవిధంగా పరిణమించిందంటే సమితి ఆజ్ఞలను ధిక్కరించి, సమితికి వ్యతిరేకంగా పనిచేసినవారి చేతుల్లో అతడు చచ్చిపోయాడు. ఇది ప్రపంచంలోని ప్రతివ్యక్తికీ తీరని ఆగ్రహం కలిగిస్తుంది. దీని పరిణామాలు ఎంతైనా తీవ్రంగా ఉంటాయి.

కొత్త రైల్వే బడ్జెట్

(1 వ పేజీ తరువాయి)

ప్రయాణీకుల టికెట్ల రేట్లలోను, రవాణా చార్జీలలోను ఎలాంటి మార్పులు ఉండవని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.

1959—60 లో కంటె 1961—62 లో 150 లక్షల టన్నుల మేరకు సరకుల రవాణా పెరిగే అవకాశం కలదనీ అట్లే ప్రయాణీకుల సంఖ్య హెచ్చగలదనీ, దీనిఫలితంగా 1961—62 లో మొత్తం రైల్వేల రాబడి 499 కోట్ల రూపాయలు ఉండగలదని అంచనా వేశామని ఆయన అన్నారు. ప్రయాణీకుల వస్తువుల క్రింద డ్రాఫ్టులకు కొంత మొత్తాన్ని చెల్లించిన పిమ్మట మిగిలే నికరదాయం 486 కోట్ల రూపాయలని రైల్వేమంత్రి అంచనా వేశారు.

శ్రీ జగజీవన్‌రామ్ తన ప్రసంగంలో యింకా యీవిధంగా అన్నారు.

''1961—62 లో రైల్వేల నిర్వహణ ఖర్చులు 332.53 కోట్లు కాగలదని అంచనా వేశాము. 1961 లో సవరించిన అంచనాలకంటె ఇది 22 కోట్ల రూపాయలు ఎక్కువ.

సరకుల రవాణాలో జరిగే నష్టం బాధ్యత రైల్వేలపైనే పెట్టడంవల్ల అదనంగా రెండు కోట్లు ఎక్కువ కాగలదు.''

''బొగ్గు ఖరీదు పెరగడం, కార్మికుల సాంఘిక సంక్షేమ కార్యకలాపాలకు ఎక్కువ ఖర్చు కావడం, వీటిదృష్ట్యా రైల్వేల నిర్వహణ ఖర్చులు ఎక్కువ కాగలదు.''

రైల్వే మిగులు

''1961—62లో రైల్వే మిగులు 12.5 కోట్ల రూపాయల వరకు ఉండవలసింది. తరుగుదల నిధికి 65 కోట్ల రూపాయలు కేటాయించి నప్పటికీ ఇంత మిగులు ఉండేది. కాని డివిడెండ్లకు కేటాయించే మొత్తాన్ని 8.7 కోట్ల రూపాయలమేరకు పెంచడంవల్ల మొత్తం రైల్వే మిగులు 12.5 కోట్ల రూపాయలబదులు 8.64 కోట్ల రూపాయలు మాత్రమే మిగులు తేలగలదని అంచనా వేశాము.''

1959 లో రైల్వేల ఆదాయం వివరాలు

''1959—60 లో రైల్వేల ఆదాయం, ఖర్చుల వివరాలను పరిశీలిద్దాము.'' మొత్తం రైల్వేల రాబడి 1959—60 లో 422.33 కోట్ల రూపాయలు. సవరించబడిన అంచనాలకు ఇది చాల దగ్గరగా ఉంది. సవరించిన అంచనాల ప్రకారం 14.75 కోట్ల రూపాయలు మిగులు తేలవలసి ఉండగా, 20.12 కోట్ల రూపాయలు చివరకు మిగులు తేలింది. కాని వేతన సంఘం సిఫార్సుల ప్రకారం అదనంగా జీతబత్యాలను చెల్లించవలసి రావడంవల్ల 1959—60 లో 12 కోట్ల రూపాయలు మాత్రమే నికరంగా మిగులుతేలినమొత్తమని భావించవలసిఉంటుంది.''

ద్వితీయ ప్రణాళిక మొదటి నాలుగు సంవత్సరాలలోను రైల్వే ప్రణాళిక పథకాలకు కేటాయించిన మొత్తాన్ని పూర్తిగా వినియోగించడం జరిగిందని శ్రీ జగజీవన్‌రామ్ వెల్లడిచేశారు. ద్వితీయ ప్రణాళిక కాలంలో రైల్వేల ఆదాయం నిర్వహణ గురించి సమీక్షిస్తూ, మొత్తంమీద ప్రథమ పంచవర్ష ప్రణాళికనాటికంటె ద్వితీయ ప్రణాళిక చివరి సంవత్సరంలో రైల్వేల రవాణా నాటికి 50 వంతులు ఎక్కువ కాగలదనిఅన్నారు.

ద్వితీయ ప్రణాళిక ప్రారంభంలో రైల్వేల ఆదాయం 316.29 కోట్ల రూపాయలు కాగా ప్రణాళిక చివరి సంవత్సరంనాటికి 458 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరిగింటన్నారు.

నిర్వహణ ఖర్చుల పెరుగుదల

రైల్వేల ఆదాయంతోపాటు నిర్వహణఖర్చులు ఎక్కువగుచున్నవని పేర్కొంటూ శ్రీ జగజీవన్ రామ్ యింకా యిలా అన్నారు.

''క్రమంగా రైల్వేల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే సిబ్బంది జీతబత్యాల ఖర్చు ఎక్కువగుతున్నది. 1955—56 రైల్వే సిబ్బంది తలసరి జీతబత్యాల ఖర్చు 1476 రూపాయలు కాగా 1959—60 లో 1660 వరకు పెరిగింది 1960—61 లో ఇది 1880 వరకు పెరిగే అవకాశం ఉంది.''

బొగ్గు, ఇతర రైల్వే పరికరాల ధరలు హెచ్చినందున కూడా నిర్వహణ ఖర్చులు కొంతవరకు ఎక్కువగు తున్నాయి. 1938—39 సంవత్సరంతో పోల్చినప్పుడు రైల్వే సిబ్బంది సరాసరి ఖర్చు రెండువంతులు ఎక్కువకాగా, బొగ్గు, ఇతర పరికరాల ధరలు నాటికి 35 వంతులు ఎక్కువయ్యాయి. ప్రయాణీకుల టికెట్ రేట్లు 70 వంతులు ఎక్కువ చేశాము. కాని ఇదేకాలంలో సరకుల రవాణా చార్జీలు మాత్రం పదివంతులు పెంచగలిగాము.''

ఇటీవల కొద్ది సంవత్సరాలుగా రైల్వే రవాణా చార్జీలలోను, టికెట్ల రేట్లలోను పెద్ద మార్పులు జరుగలేదని ఆహార పదార్థాలు, నూనెవిత్తులు మొదలైనవాని సరఫరా విషయంలో రవాణా రేట్లు లాభదాయకంగా లేవని కూడా రైల్వే మంత్రి వివరించారు. ఎగుమతుల ప్రోత్సహించడానికి, పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి వీలుగా రవాణారేట్లను ఎక్కువ పెంచలేదన్నారు.

తక్కువ రవాణాచార్జీలు వున్న వస్తువులను రైల్వేలద్వారా రవాణాచేయడం పెరిగిందని ఈ సందర్భంలో రవాణా విషయంలో చేయవలసిన సర్దుబాట్లను సూచించడానికిగాను శ్రీ కె. సి. నియోగి అధ్యక్షతన ఒక కమిటీని నియమించామని శ్రీ జగజీవన్‌రామ్ పేర్కొన్నారు.

1960—61 లో రైల్వేల రవాణా ప్రణాళికలో నిర్ణయించిన దానికంటె ఆరువంతులు ఎక్కువని, రైల్వే మంత్రి వెల్లడిచేశారు. వరదలవల్ల, సమ్మెవల్ల కొంతవరకు రైల్వే రవాణాలో జాప్యం జరిగిందన్నారు.

రైల్వేలద్వారా బొగ్గు, ఇతర వస్తువుల రవాణా క్రమంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. 1958—59 తో పోల్చినప్పుడు 1959—60 లో బొగ్గు రవాణా 2.85 వంతులు హెచ్చినదని అన్నారు.

''ఏదేశంతోనయినా దీటురాగలదు''

భారత రైల్వేల నిర్వహణ ప్రపంచంలో ఏదేశంలోని రైల్వేల నిర్వహణతో అయినప్పటికీ పోల్చదగినదని శ్రీ జగజీవన్‌రామ్ సగర్వంగా పేర్కొన్నారు.

ద్వితీయ ప్రణాళికనాటికి రైళ్లలో ప్రయాణం చేసేవారి సంఖ్య నూటికి 25 వంతులు ఎక్కువ కాగలదని అంచనా వేశారు. ప్రణాళికలో 15 వంతులు మాత్రమే ప్రయాణీకుల సంఖ్య ఎక్కువ కాగలదని భావించారు. ప్రయాణీకుల విషయంలోనే కాక సరకుల రవాణా విషయంలకూడా అనుకున్న లక్ష్యాన్ని అధిగమించడం జరిగింది.

ద్వితీయ ప్రణాళికలో రైల్వేలకు కేటాయించిన మొత్తంలో నూటికి 76 వంతులను మొదటి నాలుగు సంవత్సరాలలో ఖర్చుపెట్టారు. మిగిలిన మొత్తాన్ని పూర్తిగా ప్రణాళిక చివరి సంవత్సరంలో ఖర్చుపెట్టగలమని రైల్వే మంత్రి అన్నారు.

అదనంగా 800 మైళ్లు రైల్వే మార్గం నిర్మించాలని, 800 మైళ్ల వరకు జంట రైలు మార్గాలను నిర్మించడం పూర్తి కాగలదని ఆయన అన్నారు. ఇదికాక 500 మైళ్ల రైల్వే మార్గాల నిర్మాణం చురుకుగా జరుగుచున్నదని ఉక్కు కర్మాగారాలు, బొగ్గుగనులకు వినియోగపడే విధంగా కొత్తమార్గాల నిర్మాణం జరుగుతున్నదని పేర్కొన్నారు.

గంగా, గండకీ నదులపై వంతెనల నిర్మాణం పూర్తి అయినదని, 1962 నాటికి బ్రహ్మపుత్ర నదిపై వంతెన నిర్మాణం పూర్తి కాగలదన్నారు.

తృతీయప్రణాళికలో కేటాయింపు

తృతీయ ప్రణాళికలో రైల్వేలకు తాత్కాలికంగా 1255 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, ఈ మొత్తాన్ని ఎక్కువచేసే విషయమై ప్లానింగు కమిషన్ ఆలోచిస్తున్నదని శ్రీ జగజీవన్‌రామ్ వివరించారు.

ద్వితీయ ప్రణాళికలో రైల్వే రవాణాలో జరిగిన పెరుగుదల కంటె తృతీయ ప్రణాళికలో రెట్టింపు రవాణా ఎక్కువ కాగలదని అన్నారు. కాని ద్వితీయ ప్రణాళికలో రైల్వేలకు 1121.5 కోట్లు కేటాయించగా తృతీయ ప్రణాళికలో 1255 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు.

తృతీయ ప్రణాళికలో రైల్వేల కార్యక్రమాన్ని పూర్తిచేయడానికి అదనంగా 1700 రైలు యింజనులను సమకూర్చుకోవలసి ఉంటుందని, 1100 వ్యాగన్లు అవసరమని రైల్వేమంత్రి పేర్కొన్నారు.

కొత్త రైల్వే మార్గాల నిర్మాణానికి గాను ప్లానింగుకమిషన్ 12 కోట్ల రూపాయలు కేటాయించిందని ఇది 160 మైళ్ళకు మాత్రమే సరిపోగలదని శ్రీ జగజీవన్‌రామ్ అన్నారు.

బొగ్గుధర క్రమంగా పెరిగిపోతున్నందున రైల్వేలలో వినియోగించే బొగ్గు ఖర్చు క్రమంగా ఎక్కువవుచున్నదని పేర్కొన్నారు. తక్కువ రకం బొగ్గు రైల్వేలకు సరఫరా చేస్తున్నందున పరిస్థితి మరింత అధ్వాన్న మయినదని ఆయన అన్నారు.

భారత రైల్వేల అభివృద్ధికి గాను గతంలో యిచ్చిన అయిదుకోట్ల డాలర్లతోపాటు ఏడుకోట్ల డాలర్లను ప్రపంచబ్యాంకు నుండి మరల లభించినదని అన్నారు. ఈ ఋణాలతో పాటు అమెరికానుండి అదనంగా అయిదుకోట్ల డాలర్లు లభించగలవన్నారు.

రైల్వే ఇంజనులు, పరికరాలతయారీ

దేశంలోనే రైల్వే యింజన్లు పరికరాల తయారీ ఎక్కువ కావడం వల్ల ద్వితీయ ప్రణాళికా కాలంలో రైల్వేలకు కేటాయించిన విదేశ మారక ద్రవ్యం మొత్తం 425 నుండి 332 కోట్ల రూపాయల మేరకు తగ్గించడానికి వీలయినదని పేర్కొన్నారు. తృతీయ ప్రణాళికలో రైల్వే పరికరాల ఉత్పత్తి మరింత ఎక్కువ కాగలదన్నారు.

1960—61 లో చిత్తరంజన్ కర్మాగారంలో 164 ఇంజన్లు ఉత్పత్తి కాగలవని, వచ్చే సంవత్సరంలో కూడా ఇదేవిధంగా ఉత్పత్తి జరుగగలదని పేర్కొన్నారు. ఇదే కర్మాగారంలోనే విద్యుచ్ఛక్తితో నడిచే రైలు ఇంజన్లను తయారు చేయడానికిఅన్ని ఏర్పాట్లు పూర్తిఅయినవని ప్రస్తుతం ఏటా 60 ఇంజన్లవరకు తయారుచేయడానికి తగిన శక్తి సామర్థ్యాలు కలవని వివరించారు.

1959—60లో టాటా రైలు ఇంజన్ల కర్మాగారంనుండి 115 ఇంజన్లు లభించినవని ఈసంవత్సరం 100 ఇంజన్లు మేనెల నాటికి మరొక 25 ఇంజన్లు తయారు కాగలవని రైల్వేమంత్రి వివరించారు. టాటా రైలు ఇంజన్ల కంపెనీతో ప్రభుత్వం కుదురుకున్న ఒప్పందం ముగియకలదన్నారు.

1961 నుండి 1966 మార్చి వరకు మొత్తం 325 ఇంజన్లు సరఫరా చేయాలని టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చు కున్నట్టు వెల్లడి చేశారు. వీనిలో దాదాపు మీటర్‌గేజి ఇంజన్లు మాత్రమే వన్నారు. ఈ ఇంజన్ల ధర ఒక్కొక్కదానికి 380750 [illegible] నన్నారు.

మద్రాసు దగ్గర ఉన్న రైల్వే పెట్టెల కర్మాగారంలో ఉత్పత్తి క్రమంగా హెచ్చుతున్నదని పేర్కొన్నారు. 1962 నాటికి ప్రతిసంవత్సరం 400 పెట్టెలను తయారుచేయగల స్థితిలో ఆకర్మాగారం ఉండగలదన్నారు.

తాజా వార్తలు

వాషింగ్టన్, ఫిబ్రవరి 15:—

శుక్రగ్రహం దిశగా రాకెట్‌ను ప్రయోగించిన సోవియెట్ ఉపగ్రహం రెండుభాగాలుగా విడిపోయినట్టూ ప్రదక్షిణం ప్రారంభించినట్టు అమెరికా జాతీయ రోదసీ వ్యవహారాల సంస్థ నిన్నరాత్రి ప్రకటించింది.

శాంటియాగో, (చిలి) ఫిబ్రవరి 15:—

ఇక్కడకు 1200 కిలోమీటర్ల దూరంలో వున్న ప్యూర్టోమాంట్ నగరంలో నిన్న తీవ్రమైన భూకంపం సంభవించింది. నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 15:—

నేటి ఓపెనింగ్	32.38
నేటి క్లోజింగ్	32.40

"రష్యా ప్రతిపాదన సమితిపై యుద్ధ ప్రకటనమే"

—భద్రతాసంఘంలో స్టీవెన్సన్ విమర్శ

సమితి, న్యూయార్కు, ఫిబ్రవరి 15 :—

కాంగో ప్రజల ప్రియతమ నాయకుడు పాట్రిస్ లుముంబా దారుణహత్యకు అట్టుడికిపోతున్న ఉద్రిక్త వాతావరణంలో భద్రతాసంఘం నేడు సమావేశమయింది.

ప్రేక్షకుల గ్యాలరీలలో చేరిన నీగ్రో స్త్రీపురుషులు 'లుముంబా జిందాబాద్' అన్న నినాదాలు ఒక్కపెట్టున యివ్వడంతో అమెరికా ప్రతినిధి స్టీవెన్సన్ తన ప్రసంగాన్ని ఆపివేయవలసి వచ్చింది.

సమితి కార్యదర్శి పదవినుండి హామర్‌షెల్డ్‌ను తొలగించడానికి సోవియెట్ రష్యా ఈసారి తీవ్ర ప్రయత్నాలు జరుపగలదు. నెలలోపల కాంగోలో సమితికార్యకలాపాలురద్దుకావాలని హామర్‌షెల్డ్‌ను తొలగించాలని అప్పుడే ప్రతిపాదించినది కూడా.

కాంగో ప్రెసిడెంట్ కసవుబూ ప్రతినిధి కూడా చర్చలలో పాల్గొనాలని భద్రతాసంఘం అధ్యక్షుడు అయిన బ్రిటిష్ ప్రతినిధి సర్ పాట్రిక్ డీన్ ఆహ్వానించగానే, కాంగోనాయకులపై దారుణ కృత్యాలు జరిపిన విద్రోహ ముఠా ప్రతినిధిగా అతనిని గుర్తించవలసి ఉంటుందని సోవియెట్ ప్రతినిధి జోరిన్ ప్రకటించారు.

అలాగే బెల్జియమ్ ప్రతినిధిని చర్చలలో పాల్గొనవలసిందని ఆహ్వానించినప్పుడు కూడా జోరిన్ జోక్యం గలిగించుకుని 'కాంగోసంఘటన' లలో బెల్జియమ్‌కు ప్రత్యక్ష పాత్ర గలదని ఆరోపించారు. బెల్జియమ్ పాత్రపైన తన ప్రసంగంలో వివరంగా పేర్కొన గలనని ఆయన అన్నారు.

కాంగో సమస్యను చర్చించడానికి పోర్చుగీసు అంగోలాపై చర్చ జరగాలని తన ప్రతిపాదనను లైబీరియా ప్రతినిధి నేడు ఉపసంహరించుకొన్నారు.

గ్యాలరీలో నీగ్రో పురుషులు, స్త్రీలు, పొలామంది కూర్చున్నారు. వీరందరూ స్టీవెన్సన్ ప్రసంగించడానికి లేవగానే 'లుముంబా జిందాబాద్' అని నినాదాలిచ్చారు. ఈకేకలతో గందరగోళ పరిస్థితి ఏర్పడి సమావేశాన్ని కొంతసేపు వాయిదా వేయవలసి వచ్చింది. గ్యాలరీలనుండి నీగ్రోలను బలవంతంగా బయటకు పంపిన అనంతరం సమావేశం తిరిగి ప్రారంభమయింది.

భద్రతాసంఘం సమావేశం ముందు సోవియెట్ రష్యా ప్రతిపాదించిన తీర్మానం మిత్రరాజ్య సమితిపై 'యుద్ధ ప్రకటన' మాత్రమేనని స్టీవెన్సన్ తన ప్రసంగంలో ఆరోపించారు.

సాధ్యమయినంత త్వరలో పరిస్థితులు కుదుట పడిన అనంతరం, కాంగో పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాలని కసావుబూ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని విస్తృతపరచాలని సూచించారు.

కాంగోలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని, ఈ సమయంలో 'మిత్రరాజ్య సమితి' కూడా తీవ్ర సంక్షోభానికి గురి అవుతున్నదని తన ప్రసంగంలో స్టీవెన్సన్ పేర్కొన్నారు.

''వెంటనే నిర్మాణాత్మక చర్యలు తీసికోవలసిన సమయం ఆసన్నమయింది. కాంగోలో సమితి కార్యకలాపాలను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్న ఈసమయంలో మనం వోర్పు వహించాలి'' అని స్టీవెన్సన్ అన్నారు.

కొద్దిరోజులలో భద్రతాసంఘం సభ్యులు చేసే నిర్ణయాలపైనే శాంతిసాధనకు, చిన్నదేశాల రక్షణకు సమితి పాటుబడ గలిగేది లేనిది ఆధారపడి ఉండగల దన్నారు.

పదిహేను రోజులుగా కాంగోలో పరిస్థితి కుదుట పరచడానికి అమెరికా అనేక రాజ్యాలను సంప్రతిస్తూ వచ్చినదని, చాలమంది సభ్యులలో యీవిషయమై ఏకాభిప్రాయానికి వచ్చారని స్టీవెన్ సన్ అన్నారు.

కాంగోలో శాంతిస్థాపనకు జరిగే ప్రయత్నాలను విరమించుకోరాదని ఇటీవల జరిగిన సంఘటనలతో శాంతిస్థాపన ప్రయత్నాల ఆవశ్యకత మరింత బుజువయినదని ఆయన అన్నారు.

సమితి కార్యదర్శి హామర్‌షెల్డ్ అంతర్జాతీయ న్యాయ నిబంధనలకు, శాంతిస్థాపనకు కట్టుబడి ఉన్న నమ్మకమైన సివిల్ ఉద్యోగిఅని స్టీవెన్సన్ సమర్థించారు.

కాంగోలో శాంతి భద్రతం స్థాపనకు హామర్‌షెల్డ్ వోర్పుతో సాగిస్తున్న కృషిని సమస్తదేశాలు సమర్థిస్తున్న విషయం సోవియెట్ రష్యా గమనించగలదని ఆయన అన్నారు.

(మిగతా 8 వ కాలంలో)

గరీబ్

ప్రజాసంబంధాలలో ప్రావీణ్యం



''మన సహకార పాడికేంద్రాన్ని చక్కగా నిర్వహించాలంటే మనం ముందు పశుపోషణలో శిక్షణ పొందటం అవసరమనుకుంటాను.''

''అది తర్వాత చూసుకోవచ్చును. ముందు మనం ప్రజాసంబంధాల విషయంలో కొంత ప్రావీణ్యం సంపాదించాలి.''

''ఎందుకు?''

''వాటాదారులను సమీకరించడం మనం చేయవలసిన మొట్టమొదటి పని!''

సంగ్రహ ప్రకటనలు

నోటీసు

టెక్కలి బ్లాకు పంచాయతీ సమితి కార్యాలయము

శ్రీకాకుళంజిల్లా టెక్కలి తాలూకా టెక్కలి పంచాయతీసమితి ఏరియాలోని ఇంజనీరింగు పనులను నిర్వహించుటకుగాను కంట్రాక్టరుగా రిజిస్టరు చేసుకొనుటకు అనుభవముగలవారినుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తుదారులు రూ 25—00 (ఇరువది అయిదు రూపాయలు) టెక్కలి సబ్ ట్రెజరీలో పంచాయతీ సమితి ఫండ్సు, టెక్కలి వద్దు క్రింద చెల్లించి, చలానా అర్జీతో జతపర్చి పంపవలయును. ఈ రు. 25 లు (ఇరువది అయిదు రూపాయలు) ఎట్టి పరిస్థితులలోను వాపసు చేయబడవు.

దరఖాస్తుదారులు తమ అర్జీలతో బాటు తహసీల్‌దారువద్ద తీసుకొన్న తమ ఆస్తి వివరముల సర్టిఫికేటును (సాల్‌వెన్సీసర్టిఫికేట్) కూడా జతపర్చవలయును. రూ 25—00 చాలానాను గాని, ఆస్తి వివరముల సర్టిఫికేటునుగాని జతపర్చని అర్జీలు ఆలోచించబడవు.

బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు.

టెండరు నోటీసు

ఉండి పంచాయతీ

పశ్చిమ గోదావరిజిల్లా ఉండి పంచాయతీ టౌను ప్రాపరులో ఇండస్ట్రియలు మరియు రెసిడెన్షియలు ఏరియాల డిమార్కేషనుంతో ప్రత్యేకింపబడినటౌనుప్లానులను "బ్లూప్రింటు" లో పెట్టు ఒకటికి 12 కాపీలు చొ. న 2 పెట్టున్నయు చేయుటకుగాను శీలువేసిన టెండర్లు యీ దిగువ సంతకము చేసినవారిచే ది 25—2—61 తేదీ మధ్యాహ్నము గం. 3 ల వరకు తీసికొనబడును. తరువాత గం. 4 లకు హాజరైన టెండరర్ల సమక్షమున లేదా దరిమిలా పంచాయతి మీటింగునందు తెరువబడును.

ప్రతిటెండరుతో టెండరు మొత్తమునకు సరిపోవు 5 పర్సెంటు ధరావత్తు చెల్లించి పంచాయతీ రశీదు జతపర్చవలెను. ధరావత్తులేని టెండర్లు అంగీకరింపబడవు.

ఇతర వివరములు పంచాయతీ ఆఫీసులో పనిచేయు కాలమున నేరుగ తెలిసికొనవగును.

క. లక్ష్మీపతిరావు, కార్యనిర్వహణాధికారి,



జపాన్ - చైనాల వర్తక సంబంధాలు

జపాన్ సోషలిస్టుల అభిప్రాయం

టోకియో, ఫిబ్రవరి 14:— చైనాపట్ల జపాన్ అవలంబిస్తున్న ప్రస్తుత వైఖరి ఇలా వున్నంతకాలం, ఉభయదేశాలకు వర్తక ఒడంబడిక కుదరడం అసంభవమనిచైనా తలపోస్తున్నది.

చైనాలో ఒక నెలరోజులు పర్యటించివచ్చిన జపాన్ సోషలిస్టుల బృందం, నైవిధంగా తన అభిప్రాయాన్ని ప్రకటించినది.

ప్రస్తుత జపాన్ ప్రధాని అనుసరిస్తున్నవిధానం, వెనకటి ప్రధాని వైఖరికి,ఏమీ భిన్నంగా లేదని చైనా భావిస్తున్నది.ఈ వైఖరిమారితేనే తప్ప ఉభయదేశాలకు ప్రభుత్వ స్థాయిలో వర్తక ఒడంబడికలు జరగవు.

చైనాతో వర్తక ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే జపాన్ ముఖ్యంగా తనవద్దతులను మార్చుకోవాలి. అవి ఇవి. (1)చైనాపట్ల జపాన్ అనుసరిస్తున్న శత్రుభావాన్ని త్యజించాలి. (2) రెండు చైనాలున్నాయనే ధోరణికి అది స్వస్తి చెప్పాలి. అనగా అది పై తైవాన్‌లోవున్నజంగ్ కై షేక్‌ను గుర్తించరాదు.

గొత్తెల కాపరి కృశ్చేవ్

లండన్, ఫిబ్రవరి 14 :— సోవియెట్ ప్రధాని కృశ్చేవ్ ఒకప్పుడు గొర్రెల కాపరిగా పనిచేశారు.ఆయన మందలో ఒక్కగొర్రె కూడా ఎప్పుడూ దారితప్పిపోలేదు.

నికితా కృశ్చేవ్, జార్జియాలోని టిఫ్లిస్‌లో ప్రసంగిస్తూ పైవిషయాన్ని తెలియచేశారని నిన్న మాస్కో రేడియో ప్రకటించింది. ఆయన ఇలా అన్నారు: "నేను, నాచిన్నతనంలో, గొర్రెలకాపరిగా పనిచేశాను. మాభూస్వామి గొర్రెలను జాగ్రత్తగా అవి ఎక్కడికీ పోకుండా మేపుతూ వుండేవాడిని. నామందలో ఎన్నడూ ఒక్కగొర్రెకూడా నష్టపడలేదు, అలాజరిగినట్లయితే, బతికిఉండగానే గొర్రెలకాపరిని భూస్వామి నిలువునా కాల్చి చంపివేస్తాడని బెదరించేవారు."

ఇప్పుడు సోవియెట్ సమిష్టి క్షేత్రాలలో గొర్రెలు చచ్చిపోతున్నవని చెబుతూ కృశ్చేవ్ ఇలా అన్నారు: "గొర్రెలు నష్టపడితే నష్టపడనీయమనే ధోరణికి సమిష్టిక్షేత్ర అధికారులు ఇప్పుడు అలవాటు పడిపోయారు. గొర్రెలు ఎందుకు ఇలాగ చచ్చిపోవలసివస్తున్నదో, అధికారులు తెలుసుకోవాలి. తగిన సమాధానం చెప్పాలి. జాగ్రత్తలు తీసుకోవాలి."

విరుడు ఒక్క కజకస్థాన్‌లో గొర్రెల సంఖ్య 80 లక్షలకు పడిపోయింది.

సోవియెట్ యూనియన్‌లో జొన్నపిండిని వాడడానికి ఎక్కువమంది ఇష్టపడడంలేదని చెబుతూ కృశ్చేవ్ ఇలా అన్నారు: "కామ్రేడ్ స్టాలిన్ మమ్మల్ని విందుకు పిలిచినప్పుడల్లా జొన్నపిండి రొట్టెలనే వడ్డించేవారు,"

ఈ సంవత్సరం జరుగబోయే 12 వ కమ్యూనిస్టుపార్టీ మహాసభ, సోవియెట్ ఆర్థిక కార్యక్రమ ఫలితాలను పరిశీలిస్తుందని కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికై నూతన ఆర్థిక విధానాన్ని రూపొందిస్తుందని ఆయన తెలియచేశారు.

దక్షిణ ఆఫ్రికా భారతీయులపాలిటి కొత్త ముప్పు

జోహాన్స్‌బర్గ్, ఫిబ్రవరి 13:— ఆసియా వ్యవహారాలశాఖ ఒకదానిని దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయుచుండడం, అక్కడి దాదాపు ఐదులక్షలమంది భారతీయులపాలిటి మరొక ముప్పుగా పరిణమించగలదని భావిస్తున్నారు.

ఆసియావారి ప్రయోజనాలను చూస్తూ వుండడానికిగాను కొత్తగా ఒకశాఖ ఏర్పాటు కాను న్నట్లు దేశీయవ్యవహారాల తాత్కాలిక మంత్రి సెనెటర్ జాన్ డి క్లెర్క్ గతవారం పార్లమెంటులో ప్రకటించారు.

చైనాతో సంప్రతింపుల ప్రశ్న ప్రస్తుతానికి లేదు

—లోకసభలో నెహ్రూ ప్రకటన

డిల్లీ, ఫిబ్రవరి 15:—

సరిహద్దు వివాదానికి సంబంధించి చైనాతో ఇక ఎలాంటి సంప్రతింపులు జరపాలని గాని భారతప్రభుత్వం ప్రస్తుతం భావించటంలేదనీ, అయితే వివాదమంటూ ఉన్నంతకాలం సంప్రతింపులకు అవకాశం లేకుండా పోదనీ ప్రధాని శ్రీ నెహ్రూ నేడు లోక్‌సభలో ప్రకటించారు.

అయితే ఏదో ఒకరకమైన సంప్రతింపులకు అవకాశం ఎప్పుడు కలుగుతుందో తాను చెప్పలేనని శ్రీ నెహ్రూ సరిహద్దువివాదంపై వచ్చిన అనేక అనుబంధప్రశ్నలకు సమాధానమిస్తూ చెప్పారు.

శ్రీ ప్రకాశ్‌వీర్ శాస్త్రి ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీ చౌ ఎన్—లై తో చర్చలకు తాను అధ్యతనభావిలో పెకింగ్ వెళ్లే ప్రశ్న లేదని శ్రీ నెహ్రూ చెప్పారు.

మరికొన్ని అనుబంధప్రశ్నలకు సమాధానమిస్తూ చైనావారి వాదనలను, మ్యాపులను అంగీకరించలేమనీ, చైనావారు తమ క్రిందలేని చాలభాగాన్ని (ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో) తమదే నని అంటున్నారనీ, ఇటీవల చైనా అధికారుల సంభాషణలనుబట్టి చూస్తే వారు ఇది వరకటికంటె కూడ ఇప్పుడు చాల ఎక్కువ భాగాన్ని తమదని వాదిస్తున్నట్లు స్పష్టమౌతున్నదని ప్రధాని వివరించారు.

ఇరుదేశాలకు మిత్రదేశమైన రష్యావంటి ఏ దేశమైనా ఈ వివాదంలో పరిష్కారంకోసం ప్రయత్నిస్తున్నదా అని శ్రీ విభూతి మిశ్ర అడిగారు.

అలా ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమో తనకు బయటుకు తెలియదని, తెరవెనుక ఏమి జరిగేదీ తనకు తెలియదని కూడ శ్రీ నెహ్రూ చెప్పారు.

మరికొన్ని అనుబంధప్రశ్నలకు సమాధానమిస్తూ చైనా — ఇండియాల సరిహద్దు విషయంపై చైనాతో ఎలాంటి సంప్రతింపులు జరపటానికికూడ పాకిస్తాన్ ప్రభుత్వానికి హక్కులేదని భారతప్రభుత్వం పాకిస్తాన్‌కు స్పష్టంచేసినదని శ్రీ నెహ్రూ వక్కాణించారు. వాస్తవానికి పాకిస్తాన్‌కు చైనాకు ఉమ్మడి సరిహద్దు ఎక్కడాలేదనికూడ శ్రీ నెహ్రూ చెప్పారు.

పాకిస్తాన్ చైనా సరిహద్దును గురించి పాక్ విదేశాంగమంత్రి చేసిన ప్రకటన, దానిపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేసిన ప్రస్తావన తప్ప ఆ రెండుదేశాలమధ్య నేరుగా ఏవైనా సంప్రతింపులు జరుగుతున్నట్లు తనకు తెలియదని శ్రీ నెహ్రూ చెప్పారు. అయితే పాకిస్తాన్ చైనాలు చేసికొనే నిర్ణయాలను భారతదేశం అంగీకరించదనీ, గుర్తించదనీ స్పష్టం చేయటం జరిగినదని శ్రీ నెహ్రూ ప్రకటించారు.

భారత, చైనా దేశాలమధ్య ఇటీవల అధికారుల స్థాయిన జరిగిన సంభాషణల వైఫల్యం దృష్ట్యా ఆక్రమిత ప్రాంతంనుంచి చైనాను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ఎట్టిచర్య తీసుకోగలదన్న ప్రశ్న అత్యంత క్లిష్టమైనదనీ, ఎట్టిచర్య తీసుకొనడానికైనా తప్పనిసరిగా కొంతకాలం పడుతుందనీ ప్రధాని నెహ్రూ మరికొన్ని అనుబంధ ప్రశ్నలకు సమాధానంగా తెలియజేశారు.

పరిస్థితులు తారుమారైనా గాని లోగడ చైనాతో కుదుర్చుకొన్న షరతులకే భారత ప్రభుత్వం ఇకముందుకూడా విధిగా కట్టుబడి ఉంటుందా అని డాక్టర్ రామ్‌సుభగ్ (కాం) ప్రశ్నించగా, "విధిగా అనుసరించతగు షరతులు ఏమీ లేవ"ని శ్రీ నెహ్రూ జవాబిచ్చారు సంప్రతింపుల ద్వారా వివాదం పరిష్కార మయ్యేవరకు ఉభయదేశాలు కొత్తగా ఎట్టి ఆక్రమణలు జరుపకూడదని మాత్రమే ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు.

> **విధిలిఖితం**
>
> త్రివేండ్రం, ఫిబ్రవరి 15:— స్వాతి తిరుమల్ మ్యూజిక్ అకాడమీలో విద్యనభ్యసించిన పదునాలు గేండ్ల సరస్వతి అనే బాలిక మహాశివరాత్రినాడు కన్నేత్తి జంక్షన్ వద్ద నృత్యగాన ప్రదర్శన జరిపి, అంతంలో మంగళ శ్లోకం పాడుతుండగా, ప్రక్కనున్న మర్రిచెట్టుకొమ్మ విరిగి ఆమెపైన పడింది. వెంటనే ఆమె మరణించింది. ఇంకా ఇరువురికి గాయాలు తగిలాయి. ప్రదర్శన చూచి ఆనందిస్తున్న సభికులు విచారసాగరంలో మునిగిపోయారు.

గ్రామీణ గృహ నిర్మాణ పథకం

ఇప్పటికి 9,300 ఇళ్ళు నిర్మించినట్లు ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 14:— గ్రామప్రాంతాల గృహ నిర్మాణ పథకం క్రింద 9,300ఇళ్ళ నిర్మాణం పూర్తిఅయినట్లు తాజాసమాచారాన్నిబట్టి తెలుస్తున్నదని ఒక అధికార ప్రకటన వివరిస్తున్నది.

ఇవికాక గ్రామాల సర్వే, సెలెక్షన్, ఇళ్ల నమూనాలు తయారుచేయటం మొదలైన పనులు కూడ ప్రారంభమైనవని ఈ ప్రకటన తెలుపుతున్నది.

ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ, మద్రాసు, మహారాష్ట్ర, మైసూరు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో గ్రామీణ గృహ నిర్మాణసంఘాలు తగిన ఇంజనీరింగ్ సిబ్బందితో ఏర్పాటైనవని ఈ పత్రికాప్రకటన తెలుపుతున్నది.

ఈ పథకంక్రింద గ్రామీణులకు గృహ నిర్మాణ వ్యయంలో 66 2/3వంతుల ధనాన్ని—అయితే ఋణం మొత్తం రు. 2 వేలకు మించకుండా — అప్పుగా ఇయ్యటానికి అవకాశమున్నది. ఈ అప్పును వారు 20 ఏళ్లలో తీర్చాలి.

చీరాల, ఫిబ్రవరి 12 :— ఈపూరుపాలెంలో శ్రీ బాలాబావయ్య అధ్యక్షతను స్వతంత్రపార్టీ బహిరంగసభ జరిగింది. శ్రీ పసుపులేటి కోటేశ్వరరావు, ఆచార్యరంగా గారు మాట్లాడారు.

భూటాన్ సరిహద్దు సమస్యపై చైనాతో సంప్రతింపులు

ప్రధాని శ్రీ నెహ్రూను తాను కోరినట్లు భూటాన్ మహారాజు ప్రకటన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 15—

భూటాన్ సరిహద్దులకు చెందిన ఎట్టి సమస్యలైనా, భారత ప్రభుత్వం చైనాతో సరాసరి చర్చించి తదనుగుణంగా వ్యవహరించ వలసినదిగా తాను ప్రధాని నెహ్రూను అభ్యర్థించినట్లుగా, భూటాన్ మహారాజు నేడు బొంబాయికి బయలుదేరుతూ ఇక్కడ ఒక ప్రకటన కావించారు.

సిక్కిం—భూటాన్ ఉత్తర సరిహద్దుల విషయమై భారత ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించడానికి చైనా ప్రతినిధులు నిరాకరించినట్లుగా, నిన్న పార్లమెంటుకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో స్పష్టపడింది. ఈ సరిహద్దుల సమస్యలు చర్చించనవసరం లేదని చైనా భావించడమే కాక, భూటాన్‌కు వాయువ్యంగా వున్న 250 చదరపుమైళ్ల ప్రాంతం తనదేనని తన దేశపటంలో నిర్దిష్టంగా గుర్తించుకొని అట్టే పెట్టుకొన్నది.

భారతప్రభుత్వంతో తాము జరిపిన సంప్రతింపులు చక్కగా జరిగి ఫలవంతమైనందుకు భూటాన్ మహారాజా, తన సంతృప్తిని ప్రకటించారు.

ప్రధాని నెహ్రూ, సహృదయంతో పంపించిన ఆహ్వానానికి, ప్రభుత్వం తమకు, తమ ప్రతినిధి వర్గానికి యిచ్చిన స్వాగతానికి, మహారాజా, కృతజ్ఞత తెలియజేశారు. ఉభయదేశాలకు సంబంధించిన పెక్కు సమస్యలను గురించి భూటాన్ ప్రాజెక్టులను గురించి ప్రభుత్వమంత్రులు ప్రధాని నెహ్రూ తమతో చర్చించి తమ అమూల్య కాలాన్ని వినియోగించినందుకు భూటాన్ మహారాజా, తమ ధన్యవాదాలను అందజేశారు. ప్రధాని నెహ్రూ తాము అనేక సమస్యలను చర్చించామని పేర్కొంటూ "మా సంభాషణలు సంతృప్తికరంగా ముగిసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానని" పేర్కొంటూ ఆయన ఇలా ప్రకటించారు:

"భూటాన్ ఉత్తర సరిహద్దుల విషయంలో ఎట్టి సమస్యనైనా భారతప్రభుత్వం చైనాతో చర్చించి తదనుగుణంగా వ్యవహరించవలసినదిగా నేను, నాప్రభుత్వం తరపున, ప్రధాని నెహ్రూను అభ్యర్థించాను. తమ సహాయసంపత్తిని అందచేయగలమని భారతప్రభుత్వం కావించిన వాగ్దానానికి నేను, నామంత్రులు, భారత ప్రభుత్వానికి, ప్రధాని నెహ్రూకు, ఆయన మంత్రివర్గానికి నాహృదయపూర్వక అభివందనలు అందజేస్తున్నాను. నేను ఢిల్లీనుంచి బయలుదేరేముందు, భారత ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను, స్నేహభావాన్ని అందజేస్తున్నాను."

1949లో ఇండియా—భూటాన్‌లకు జరిగిన ఒప్పందంలోని, కొన్ని నిర్దిష్టమైన షరతులను గురించి సరియైన అన్వయార్థమేమో, తెలియగోరడానికై భూటాన్ మహారాజా, ఇండియాకు వచ్చారు. విదేశ వ్యవహారాల విషయంలో భారతదేశ ఆదేశాలను సూచనలను తాను అనుసరించి నడుచుకోగలనని భూటాన్, ఈఒప్పందంలో అంగీకరించింది. అయితే భూటాన్‌తో కొన్ని ఆర్థిక సాంఘిక సంబంధాలు పెట్టుకొనడానికి పశ్చిమరాజ్యాలు ప్రయత్నించసాగాయి. అలాగ తనకు తానుగా నేరుగా, పశ్చిమరాజ్యాలతో సంబంధాలు కలిగి వుండడంవల్ల, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా, ఉత్తర సరిహద్దు ప్రాంతాల పరిస్థితుల దృష్ట్యా, ఇండియా భూటాన్‌ల మధ్య దురభిప్రాయాలు పొడచూపగలవని, భూటాన్ ప్రభుత్వం గుర్తించినది.

ఉభయదేశాల పరస్పర సమైక్యభావానికి, రక్షణకు, ఆర్థికాభివృద్ధికి, అత్యధికప్రాధాన్యమీయబడగలదని, ఢిల్లీ సంప్రతింపుల వల్ల, భూటాన్ నాయకులకు విశ్వాసం కలిగింది.

భూటాన్ సర్వసత్తాక ప్రతిపత్తికి ఎలాంటి భంగం కలుగదని, దాని ఆర్థికాభివృద్ధికి ఇండియా శాయశక్తుల సహాయం చేయగలదని భారతీయ నాయకులు, భూటాన్ నాయకులకు వాగ్దానం కావించారు. దేశరక్షణ తదితరసమస్యలపై ఉభయదేశాలు సంప్రతించుకోవాలని 1949వ ఒప్పందం ఎలాగూ స్పష్టపరుస్తూనే వున్నది.

భూటాన్ మహారాజాకు విందు

భూటాన్ మహారాజా నేడు పార్లమెంటు సమావేశానికి హాజరయారు. ప్రెసిడెంటు రాజేంద్రప్రసాద్, తమ ప్రసంగంలో, భూటాన్ రాజా స్నేహపూర్వక పర్యటనను గురించి ప్రస్తావించగా, సభ్యులు కరతాళధ్వనులతో తమ హర్షాన్ని ప్రకటించారు.

కొందరు పార్లమెంటు సభ్యులు, భూటాన్ మహారాజాకు భూటాన్ప్రధానులకు నిన్న యిచ్చట విందుచేశారు. విందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ సత్యనారాయణసిన్హా, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్, ప్రధాని నెహ్రూ ప్రభృతులు హాజరయారు. భూటాన్ మహారాజా తాము బొంబాయికి బయలుదేరే ముందు నిన్న సాయంకాలం రాష్ట్రపతిభవన్‌కు వెళ్లి, రాష్ట్రపతిని సందర్శించారు.

పార్లమెంటుసభ్యులు కావించిన విందులో భూటాన్ మహారాజా ప్రసంగిస్తూ, భారతదేశాన్ని సందర్శించే మహద్భాగ్యం కలిగించినందుకు ప్రభుత్వానికి, ప్రజలకూ తమ కృతజ్ఞతలను వెల్లడించారు. శ్రీ నెహ్రూ ఆయనకు 400 హిందీ గ్రంథాలు బహూకరించారు.

భూటాన్ ప్రధాని శ్రీ జిగ్మీదోర్జీ అంతకు ముందు పత్రికావిలేఖరులతో ప్రసంగిస్తూ, ప్రణాళికా సంఘం ఒక ప్రతినిధివర్గాన్ని భూటానుకు పంపించగలదని, అనేక ప్రాజెక్టుల సమన్వయసాధనకై కృషిచేయగలదని, సహాయపడగలదని ప్రకటించారు. హైడ్రో—ఎలెక్ట్రిక్ ప్రాజెక్టులు, కాగితపుగుజ్జు ఫ్యాక్టరీలు, గనుల త్రవ్వకం మొదలైన కార్యక్రమాలు, ప్లానింగు కమిషన్ సహాయంతో భూటాన్‌లో కొనసాగగలవని ఆయన తెలియజేశారు.

ప్రభుత్వ రంగం పరిశ్రమల ఆవశ్యకత

జాతీయాదాయాభివృద్ధికి ఎంతైనా కలదని డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు సూచన

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 14 :—

ఆర్థికాభివృద్ధిని గరిష్ఠం చేయటానికి, అభివృద్ధిని త్వరితం చేయటానికి, జాతీయాదాయాన్ని ఎక్కువచేయటానికి ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు అభివృద్ధి జెందవలసిన ఆవశ్యకత కలదని ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయుడు డాక్టర్ వి. కె. ఆర్. వి. రావు నిన్న నిక్కడ అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగు కాలేజి హాలులో నేడు ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలపై గోష్ఠిని ప్రారంభిస్తూ ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలు స్వాతంత్ర్యానంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భాగంగా ప్రాముఖ్యం వహిస్తున్నవని డాక్టర్ రావు అన్నారు.

భారతదేశం ప్లానింగ్, సోషలిస్టు పద్ధతి సమాజ వ్యవస్థలను తన ఆదర్శంగా ఆమోదించినదనీ, అందుచేత ప్రభుత్వరంగం పరిశ్రమల ప్రాధాన్యం మరింత పెరిగినదని ఆయన అన్నారు. ఇది ఈనాడు పెద్దవివాదాలకుకూడ విషయమైనదని ఆయన చెప్పారు.

ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రణాళికలలో ప్రభుత్వరంగంలో పెట్టినపెట్టుబడుల అంకెలను ఉదాహరించి అది ఎలా పెరుగుతూవచ్చినదీ డాక్టర్ రావు వివరించారు.

ప్రభుత్వరంగంలో పరిశ్రమలు పెరిగినంత మాత్రాన సోషలిస్టు సమాజం సిద్ధించదని ఆ ప్రభుత్వ రంగ పరిశ్రమల తీరునుబట్టి, వాటిలో అనుసరించే విధానాన్ని బట్టి సోషలిస్టు సమాజ ఆవిర్భావం ఆధారపడి ఉంటుందని, ప్రభుత్వ పరిశ్రమల వెనుక ముఖ్యంగా చూడవలసినది సిద్ధాంతం కాదని ఆయన అన్నారు.

ప్రభుత్వ రంగంలో పరిశ్రమలను అధికం చేయటంవలన ఆర్థికాభివృద్ధి రేటును పెంచవచ్చుననీ, ప్రభుత్వ పరిశ్రమల విధానంలో సాంఘిక ఆర్థిక ఆదర్శం కలదనీ, అది వ్యత్యాసాలనుతగ్గించి ఆర్థికాభివృద్ధిని పెంచుతుందని డాక్టర్ రావు చెప్పారు.

ప్రభుత్వపు పెట్టుబడిలేనిదే ప్రైవేటు రంగం నిలవజాలదనీ, ప్రైవేటు పరిశ్రమ ద్వారా నిరుద్యోగులందరకు పనులు చూపటం సాధ్యంకాదని, అందుచేత ప్రభుత్వ పరిశ్రమలు ఆవశ్యకమని ఆయన వక్కాణించారు.

ప్రైవేటురంగంలో పెద్ద పెద్ద పరిశ్రమలు అధికంగా ఉండటం సోషలిస్టు సమాజ ఆదర్శానికి మంచిదికాదని, ప్రైవేటు రంగంలో లఘు పరిశ్రమలను అభివృద్ధిచేయవచ్చునని ఆయన అన్నారు.

జాతీయాదాయాన్ని సాధ్యమైనంత అధికం చేయటానికి ప్రభుత్వరంగంలోని పరిశ్రమలపై ఒక కొంత స్వతంత్ర ప్రతిపత్తిగల బోర్డులను నియమించాలని, ఈ రంగంలోని నిర్ణయాలకు పార్లమెంటు బాధ్యత వహించే విధంగా ప్రభుత్వ పరిశ్రమలపై జాయింట్ పార్లమెంటరీ సంఘాన్నికూడ ఏర్పాటుచేయాలని డాక్టర్ రావు ఈ సందర్భంలో సూచించారు.

ఏదైనా పెద్ద బ్యాంకుతో పాలైబ్యాంకు విలీనం

తిరిగి పరిశీలన జరుగుతున్నట్టు వార్త

ఢిల్లీ, ఫిబ్రవరి 14:— ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న పాలై సెంట్రల్ బ్యాంకును మరేదైనా ఒక పెద్ద బ్యాంకుతో విలీనంచేసే ప్రతిపాదన తిరిగి పరిశీలనలో ఉన్నదని తెలుస్తున్నది.

దీనికి ఏమైనా అవకాశ ముస్సదేమో పరిశీలించవలసిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ రిజర్వు బ్యాంకుకు సూచించినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

పాలై బ్యాంకు విఫలం కావటంతో కేరళ ప్రజలలో మొత్తం బ్యాంకింగ్ విధానం పైనే ఒకవిధమైన అనుమానం, భయం ఏర్పడినదనీ, అందుచేత పాలై బ్యాంకును మరేదైనా ఒక పెద్ద బ్యాంకుతో విలీనంచేయటానికిగల అవకాశాల నన్నింటిని పరిశీలించి ప్రయత్నించాలని కేరళ పార్లమెంటు సభ్యులు గట్టిగా భావిస్తున్నారు.

ఎలిజబెత్ రాణి కార్యక్రమం

దుర్గాపూర్, ఫిబ్రవరి 15:— బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఈనెల 16 వ తేదీన డక్కానుండి, ఇక్కడకు చేరుకొంటారు. ఆమె కలకత్తా, మద్రాసు, బొంబాయి, బెంగుళూర్‌లలో పర్యటించి కాశీకి చేరుకొని, అక్కడనుంచి నేపాల్‌కు బయలుదేరుతారు. నేపాల్‌లో ఆమె రెండువారాలుండి, తిరిగి ఢిల్లీకి చేరుకొంటారు. ఆమె ఈసారి 3 వారాలపాటు ఇండియాలో పర్యటించి, ఇరాన్‌కు బయలుదేరుతారు.

ఉత్తర రొడీషియా నూతన రాజ్యాంగం

ముసాయిదాకు బ్రిటిష్ మంత్రివర్గం ఆమోదం?

లండన్, ఫిబ్రవరి 14:—

ఉత్తర రొడీషియా నూతన రాజ్యాంగం ముసాయిదాకు బ్రిటిష్ మంత్రివర్గం తన కడపటిఆమోదాన్ని ప్రకటించినట్లు తెలుస్తున్నది. ఈ ఉత్తర రొడీషియాలో ఆఫ్రికన్‌లకు, యూరోపియన్‌లకు మధ్య ఉద్రిక్తత ప్రబలి, సైన్యాలను పిలువవలసి వచ్చింది.

బ్రిటిష్ ప్రభుత్వోద్దేశాలను వివరిస్తూ ప్రకటన ఒకటి రేపు జరుగవచ్చునని అభిజ్ఞవర్గాలవారు ఇవాళ అన్నారు.

ఉత్తర రొడీషియా రాజ్యాంగపరిషత్తు సమావేశంలో రేపు దీనిని చర్చిస్తారని తెలుస్తున్నది.

ఈసంభాషణల పర్యవసానం విషయమై 30 లక్షలమంది ఆఫ్రికన్‌లు, 75 వేలమంది యూరోపియన్‌లు ఎంతో ఎదురు చూస్తున్నారు. మధ్య ఆఫ్రికాలో నున్న ఈ ప్రొటెక్టొరేట్ ప్రాంతం రొడీషియా, న్యాసాల్యాండ్ ఫెడరేషన్‌లో అంతర్భాగంగా వున్నది.

రాజ్యాంగ సంబంధమైన మార్పులను జాగుచేయవలసిందని ఫెడరల్ ప్రధానమంత్రి సర్ రాయ్ వెలెన్‌స్కీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇంతవరకూ వత్తిడిపెడుతూ వచ్చారు. ఈయన పక్షమైన యునైటెడ్ ఫెడరల్‌పార్టీ లండన్ సంభాషణలను బహిష్కరించింది. అయితే, ఆఫ్రికన్‌లకు ఇతోధిక రాజకీయ అధికారాల నిచ్చేటందుకు తాను తలపెట్టిన ప్రణాళిక అనుకున్నప్రకారం అమలుజరిగి తీరవలసిందేనని బ్రిటిష్ వలస వ్యవహారాల మంత్రి పట్టుదలగా వున్నట్లు ఈ సమావేశాల వర్గాల వారన్నారు.

మాక్మిలన్‌కు ఆఫ్రికన్ నాయకుని హెచ్చరిక

సైన్యాలను పిలవడం వల్ల ఉత్తర రొడీషియాలో చాలా తీవ్ర పరిస్థితి ఏర్పడిం దని బ్రిటిష్ ప్రధానమంత్రి శ్రీ హెరాల్డ్ మాక్మిలన్‌కు ఉత్తర రొడీషియన్ ఆఫ్రికన్ నాయకుడు శ్రీ కెన్నెత్‌కువాండా హెచ్చరిక చేశారు.

యునైటెడ్ నేషనల్ ఇండిపెండెన్స్ పార్టీ అధ్యక్షులైన శ్రీ కువాండా తన పార్టీ ప్రతినిధి వర్గ నాయకుడుగా రాజ్యాంగ సంభాషణలలో పాల్గొంటున్నారు. అవస్యాకర పరిస్థితులు ఏర్పడకుండా వుండడానికి గాను సైన్యాలను తక్షణం ఉపసంహరించుకో వలసిందని ఉత్తర రొడీషియా ప్రభుత్వానికి చెప్పవలసిందని బ్రిటన్‌ను కోరుతూ శ్రీ మాక్మిలన్‌కు ఆయన ఒకలేఖ వ్రాశారు.

'తెలివైన నిర్ణయం'

ఉత్తర రొడీషియాలో ఉద్రిక్తత ప్రబలి వుండడం దృష్ట్యా అక్కడ సైన్యాన్ని పిలవాలని ఫెడరల్ ప్రభుత్వమూ, తాత్కాలిక గవర్నరూ చేసుకున్న నిర్ణయం "తెలివైన" దని తాను భావిస్తున్నానని బ్రిటిష్ వలస వ్యవహారాల మంత్రి శ్రీ అయాన్ మాక్లియాడ్ అన్నారు.

కామన్స్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన పై విధంగా అన్నారు.

కాంగోకు మలయా సైనికులు

మరి 800 మందిని పంపడానికి నిర్ణయం

కౌలాలంపూర్, ఫిబ్రవరి 13:— కాంగోలోని మిత్రరాజ్య సమితి బలంలో యిప్పుడున్న మలయన్ సైనికుల సంఖ్యను రెట్టింపుకు పైగా హెచ్చించగలమని మలయా నిన్న ప్రకటించింది.

కాంగోలో సమితిసైనికులు యిప్పుడు 613 మంది వున్నారని,వారిసంఖ్య 1,413కు హెచ్చించబడగలదని మలయాప్రభుత్వం తనప్రకటనలో పేర్కొన్నది.

శ్రీ బ్రెజ్నేవ్‌కు గినీ ఘనస్వాగతం

కొనాక్రి, ఫిబ్రవరి 13:— గినీలో పర్యటన నిమిత్తం నిన్న ఇక్కడకు వచ్చిన సోవియెట్ ప్రెసిడెంటు శ్రీ బ్రెజ్నెవ్‌కు ప్రెసిడెంటు సెకౌతోరె ఘనస్వాగతమిచ్చారు.

సోవియెట్ ప్రెసిడెంట్ ఈ సన్మానానికి సమాధానమిస్తూ, వలసవిధానాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగోవ్యవహారాన్ని గూర్చి ప్రస్తావించి, సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ షరీకుతో బెల్జియన్లు కాంగో ప్రజాఉద్యమాన్ని అణచడానికి యత్నిస్తున్నారని శ్రీ బ్రెజ్నెవ్ ఆరోపించారు.

బ్రెజ్నెవ్ విమానంపై ఫ్రెంచి విమానాలు కాల్పులు చేసిన సంఘటన అవమానకరమని శ్రీ సెకౌతోరె తన స్వాగతోపన్యాసంలో ఫ్రాన్సును విమర్శించారు.

వ్యయకర్తన చర్యల బిల్లు

బెల్జియన్ సెనెట్ ఆమోదం

బ్రసెల్స్, ఫిబ్రవరి 13:— డిసెంబరు మధ్య కాలాన్నుంచి జనవరి మధ్య వరకు నెలరోజులపాటు బెల్జియం అంతట సమ్మెలకు, అల్లర్లుకు కారణమైన వ్యయకర్తన చర్యల బిల్లును 97 వోట్లతో సెనేట్ ఇవాళ ఆమోదించింది. 63 మంది వోటింగులో పాల్గొనలేదు.

ఈ వ్యయకర్తన కార్యక్రమాన్ని దిగువ సభ ఇప్పటికే ఆమోదించి వున్నది.

చిపన్ మిర్‌కు మూడేళ్ల ఖైదు

బ్లాంటైర్, ఫిబ్రవరి 13:— న్యాసాలాండ్ నలాపీ కాంగ్రెస్ పార్టీనాయకుడు డాక్టర్ హేస్టింగ్సు బండా కార్యదర్శి హెన్రీ చిపన్‌మియర్‌కు దౌర్జన్యాన్ని ప్రేరేపించినందుకు, రాజద్రోహకరమైన వినాదాలు చేసినందుకు మూడేళ్ల జైలుశిక్ష విధించబడింది.

బస్తర్ మహారాజా అరెస్టు

తెలంగాణా జనసంఘ నాయకుని విమర్శ

హైదరాబాద్, ఫిబ్రవరి 14:— బస్తర్ మహారాజా అరెస్టుపై తెలంగాణా జనసంఘ నాయకులు శ్రీ లక్ష్మీనారాయణగారొక ప్రకటన చేస్తూ ప్రభుత్వం తమ వ్యతిరేక పక్షంవారి పైనా, తనతో ఏకీభవించనివారిపైనా కక్ష సాధిస్తున్నదని ఋజువు చేస్తున్నదన్నారు. ఒక మాజీ మహారాజుకు ఇంతకన్న అవమానకరమైన విషయం వుండబోదని ఆయన అన్నారు. కాంగ్రెసువారుబస్తర్ మహారాజాకు గత జనరల్ ఎన్నికలలో కాంగ్రెసు టిక్కెట్టును ఇస్తామన్నారనీ ఆయన నిరాకరించారనీకూడా లక్ష్మీనారాయణ అన్నారు.

జనసంఘ నాయకులు తమ ప్రకటనలో ప్రభుత్వం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంపేరుతో ఎలా వ్యవహరిస్తున్నదో యావత్తు దేశానికి తెలిసిందని అన్నారు.

డాక్టరు కళా వెంకట సుబ్రహ్మణ్యం

ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్యసంఘం అధ్యక్షులుగా ఎన్నిక

విజయవాడ, ఫిబ్రవరి 14:— విజయవాడలో వైద్య ప్రముఖులు డాక్టరు కళా వెంకట సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్యసంఘ తృతీయమహాసభ అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఈ మహాసభ నెల్లూరులో ఫిబ్రవరి 18, 19 తేదీలలో జరుగుతుంది.

శ్రీ నవాబ్ జైన్‌యార్‌జంగ్ ఆరోగ్య పరిస్థితి

హైదరాబాద్, ఫిబ్రవరి 14:— ఇటీవల పదిరోజులుగా అనారోగ్యంగావున్న పూర్వ హైదరాబాదురాష్ట్రంలో మంత్రిగానూ, నైజాం ధర్మకర్తృత్వనిధికి ట్రస్టీగానూ వున్న నవాబ్‌జైన్‌యార్ జంగ్ ఇప్పుడు కోలుకొంటున్నారు.

సీతాఫలమండిలో త్యాగరాజారాధన

హైదరాబాద్, ఫిబ్రవరి 14:— సీతాఫలమండీలోని నవ్యాంధ్ర కళాకేంద్రం 'త్యాగరాజ ఆరాధనోత్సవం' శనివారంనాడు డా. టి. కోదండపాణి అధ్యక్షతన జరిపారు.

శ్రీ ఎస్. వి. ఎస్. చలపతిరావు ప్రధాన కార్యదర్శి స్వాగతం చెప్పారు.

శ్రీమతి పి. లలిత, కుమారి జాన్సీ, కుమారి రత్నమాల, కుమారి సుందరలక్ష్మి, మాస్టర్ సుబ్రహ్మణ్యంగార్లు సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు జరిపారు.

ఎం. ఎ. నదీం మ్యాజిక్ చేశారు.

పెద్దపులిచే లంబాడీబాలుని వధ

మహబూబాబాద్, ఫిబ్రవరి 14:— గొట్లకొండవద్ద ఒక లంబాడీ పిల్లవానిని 12వ తేదీ మధ్యాహ్నంవేళ పెద్దపులి చంపివేసినట్లు జిల్లాకాంగ్రెసు కార్యదర్శి శ్రీ ఇ. జగన్నాధరావు రెవిన్యూ డివిజనల్ ఆఫీసుకు పంపిన వర్తమానంవల్ల తెలిసింది.

బీహార్ మంత్రివర్గ సమస్య

కాంగ్రెస్ అగ్రనాయకులతో చర్చలు

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 14:— బీహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ వినోదానందఝా, నిన్న యిక్కడ కాంగ్రెస్ అగ్రనాయకులను, మంత్రులను, అధ్యక్షుడు సంజీవరెడ్డిని కలుసుకొని, వారితో బీహార్ మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి చర్చలు జరిపారు. శ్రీ నీలం సంజీవరెడ్డి, బీహారునుండి వచ్చిన వివిధ ప్రతినిధివర్గాలను కలుసుకొన్నారు.

శ్రీ వినోదానందఝాకు ప్రత్యర్థిగా వుంటున్న ఆర్. కె. బి. సామె కూడా నిన్న యిక్కడకు వచ్చి, కాంగ్రెస్ అధ్యక్షునితో సంభాషించి, పిమ్మట, తన అనుయాయులతో చర్చలు సాగించారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ సభ్యులనుమాత్రమే బీహార్ కొత్త మంత్రివర్గంలోనికి తీసుకొంటారని శ్రీ వినోదానందఝా, మంత్రివర్గంలో 8 గురు సభ్యులుండగలరని, తెలియవస్తున్నది. ఇప్పుడు మంత్రులుగా వున్నవారిలో ముగ్గురు, కొత్తవారు 4 గురుఇందులో చేరగలరని అనుకొంటున్నారు.

జిన్నెల గూడెంలో రెండు హత్యలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

భద్రాచలం, ఫిబ్రవరి 12:— జిన్నెలగూడెం గ్రామంలో గతవారంలో ఒక గిరిజనుడు బాణంతో కుర్స బ్రహ్మయ్యను కొట్టినట్లు తెలియజేయబడింది.

ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చిన తర్వాత మరణించాడు.

కుర్స బజారి అను కోయ స్త్రీని కూడా చేకత్తితో తలపై నరకగా వెంటనే మరణించినట్లు కూడా తెలిసింది.

భద్రాచలం పోలీసు సర్కిలు ఇన్‌స్పెక్టరు హరినారాయణ, భద్రాచలం, కూనవరం పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ల సహాయంతో దర్యాప్తు జరుపుతున్నారు.

పాపడు అనే అతనిని ఈసందర్భంగా అరెస్టు చేసి, స్థానిక సబ్‌జైలులో ఉంచారు.

హైదరాబాద్ స్టాక్ ఎక్స్‌ఛేంజి

హైదరాబాద్, ఫిబ్రవరి 15:—

ఆజాంజాహి	66.00
ఉస్మాన్‌సాహి	59.00
యస్. ఎస్. కె. మిల్స్	2.62
డి. బి. ఆర్. మిల్స్	65.00
సిర్‌సిల్క్	8.94
నిజాం షుగర్	62.25
సింగరేణి కాలరీస్	10.87
సిర్‌పూర్ పేపర్	16.25
ఆల్విన్ మెటల్స్	14.25
హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్	36.75
హైదరాబాద్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్	18.00
హైదరాబాదు ఆస్‌బెస్టాస్ అండ్ సిమెంట్	4.00
ఎయోకెమికల్ అండ్ సింథెటిక్	3.2ం
వజీర్‌సుల్తాన్	31.00
రోలర్ ఫ్లోర్	3.00
తుంగభద్రా ఇండస్ట్రీస్	9.75
యన్. యస్. రైల్వే 5%	250.00
యన్. యస్. రైల్వే 6%	224.00
సిర్‌సిల్క్ 6%	92.00
సిర్‌పూర్ పేపరు 6%	92.00
వజీర్‌సుల్తాన్ 7%	102.00
యన్. జి. పి. 3%	84.37
,, 2½%	81.50

హైదరాబాద్ రెడీ బులియన్

హైదరాబాద్, ఫిబ్రవరి 15:—

వెండి:—	
ఓపెనింగ్	243.09
క్లోజింగ్	243.50
బంగారం:—	
ఓపెనింగ్	141.00
క్లోజింగ్	149.87

హైదరాబాద్ ఫార్వర్డ్ మార్కెట్, హైదరాబాద్ ధాన్యం మార్కెట్, అమావాస్య అయినందున మూయబడినది.

ఆంధ్రప్రభ

సచిత్ర వారపత్రిక

64 పేజీలు 22-2-61 25 న. పై.

కాలం సంధించింది—కథ	....	సింగరాజు లింగమూర్తి
వలచి వచ్చిన వనిత—కథ	....	ద్రోణంరాజు కృష్ణమోహన్
ఇంతి - వేదాంతి—కథ	....	జె. ప్రకాష్
పరికల్పం—నవల	....	పందుకూరి లింగరాజు
మృగావతి—కథ	....	కొసనం మహేశ్వరరావు

కథల పోటీ — ఉత్తమ కథలు

ఊహాగానం, వారఫలాలు, సామ్రిరికం

రఘురామోదంతం	....	తురగా కృష్ణమోహనరావు
విశ్వాంతర యాత్ర - 2	....	వసంతరావు వెంకటరావు
నిరపరాధి—బొమ్మల కథ	....	ఆనంద్

ప్రమదావనం

కాంతి - సింగరా	....	మాలతీ చందూర్
ఆగ్రాకోట - తాజ్‌మహల్	....	డి. మల్లికార్జునరావు

జవాబులు

చిత్రప్రభ

రష్యా చలనచిత్ర పరిశ్రమలో రచయితకు ఉన్నతస్థానం

చిత్రలోకంలో వార్తలు

మధక పేజీలలో "పెండ్లి పిలుపు"లో దేవిక

ఖమ్మంజిల్లా పరిషత్తు సమ్మేళనం

(మన విలేఖరి)

ఖమ్మం, ఫిబ్రవరి 14:—

ఖమ్మంజిల్లా పరిషత్తు ప్రథమ సమ్మేళనాన్ని మిన్న డెవలప్‌మెంటు డిప్యూటీ కమీషనర్ శ్రీ పి.వి. రత్నం ప్రారంభోత్సవం జరిపారు. అధికారులు, అనధికారులు కలిసికట్టుగా పనిచేసినప్పుడే, దేశసంపత్తి అభివృద్ధి సుసాధ్యమవుతుందన్నారు.

ఖమ్మంజిల్లా పరిషత్తు చైర్మన్ శ్రీ జలగం వెంగళరావు, తగినంతగా నిధులు ప్రభుత్వం నుండి లభ్యంకాని కారణంగా ఆశించిన లక్ష్యాలను సాధించలేకుండా ఉన్నామన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీ బి.ఎస్. జయసింహ జిల్లాలో అభివృద్ధి వివరాలను నివేదించారు.

జిల్లాపరిషత్ స్థాయీ సంఘాల సభ్యులు నాలుగు తరగతులుగా విభజించబడ్డారు. వారు తమ నివేదికలను తయారుచేశారు. తెలంగాణాలోని జిల్లాపరిషత్‌లకు వెనుకబడ్డ ప్రాంతమైనందున ఉదారంగా గ్రాంటు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణాలో ఎక్సైజు ఆదాయం నుండి ప్రతి సంవత్సరము మిగిలే సొమ్మును జిల్లాపరిషత్తులకు, తెలంగాణాలో మద్యనిషేధం అమలుపరిచే వరకూ ఎక్సైజు ఆదాయమును వెనుకబడ్డ ప్రాంతములకు ఖర్చుచేయాలని కోరుతూ తీర్మానించారు.

విద్యాశాఖ, వ్యవసాయశాఖవారు ప్రదర్శనం ఏర్పాటుచేశారు. జిల్లాస్థాయిలో అన్ని పంచాయతీసమితులు పోటీని తమతమ వైజ్ఞానిక, వ్యవసాయ ప్రదర్శనాలు జరిపారు. ఇందులో గెలిచిన వారికి ఖమ్మంజిల్లా ఆత్మీయగారు బహుమతులు పంచారు. ఈసమ్మేళనం శ్రీ జలగం వెంగళరావు వందన సమర్పణతో ముగిసింది.

జామ్-బక్ శమనపర్చి మాన్పును!

మీరు జామ్-బక్‌ను వాడితే తరువాత మంట పెట్టదు. ఎందుకనగా, జాంబక్‌లో ఎన్నుకబడిన మూలికా ఔషధముల గుణం. చర్మవ్యాధులకు, తెలగిన వాపు నొప్పులకు, లోక ప్రసిద్ధమైన జామ్-బక్‌ను వాడండి. జామ్-బక్‌లో మీకు తక్షణ శమనము కలుగును. గ్యారంటీ చేయబడినది.



Zam-Buk జామ్-బక్ మ్యాజిక్ బామ్

ఇది మందుల వ్యాపారు లందరివద్దను దొరుకును. ఫి.ఇ. ఫల్‌ఫోర్డ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.

సోల్ ఏజంటు: దాదా అండ్ కంపెనీ. 86, నైనియప్ప నాయక్ వీధి, మద్రాసు—3.

వేలం ప్రకటన

చెడిపోయిన ఫైర్ టెండర్ ఎ పి ఎ 516 (షెవర్‌లెట్ 1941) వేలం అమ్మకం, విశాఖపట్నం కలెక్టరు కార్యాలయం సమీపంలోగల ఫైర్ స్టేషనులో ది 26—2—61 ఉదయం 9 గంటలకు దిగువ సంతకం చేసినవారిచేత జరుపబడును. అమ్మకం షరతులు, తదితర వివరాలు విశాఖపట్నం ఫైర్ స్టేషను, స్టేషను ఆఫీసరు వద్దనుంచి తెలుసుకోవచ్చును.

(సం) ఎ. రాధాకృష్ణమూర్తి,
డివిజనల్ ఫైర్ ఆఫీసరు, ఇ/ఆర్
విశాఖపట్నం—1.

సంగ్రహ ప్రకటనలు

నోటిఫికేషన్

చీరాల మునిసిపాలిటి

1961—62 సం. నకు చీరాల మునిసిపల్ మార్కెట్లు, స్లాటరు హౌసు, బండ్లదొడ్లు, బస్సుస్టాండు, వద్ద రుసుము వసూళ్ల హక్కులను కమీషనరు గారిచే ది. 15—3—61 తేది బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు, ఆపైన తరువాత రోజులలోను బహిరంగముగా వేలం వేయబడును. వివరములకు మునిసిపల్ ఆఫీసు పనిచేయు వేళలయందు పొందవచ్చును.

(సం.) సయ్యద్ హుస్సేన్, కమీషనరు.

నోటీసు

పంచాయతీ సమితి కార్యాలయము, కలికిరి.

ఇందుమూలంగా తెలియజేయడ మేమనగా చిత్తూరు జిల్లా వాయల్‌పాడు తాలూకా కలికిరి సమితి ఏరియాలోని ఇంజినీరింగు పనులను నిర్వహించుటకుగాను కంట్రాక్టరుగా రిజిష్టరు చేసికొనుటకు అనుభవముగల వారినుండి — దరఖాస్తులు రూ. 25— (ఇరువది అయిదు రూపాయలు) వాయల్‌పాడు సబ్ ట్రెజరీలో "కలికిరి పంచాయతీ సమితి ఫండు" పద్దు క్రింద చెల్లించి చెలానును అర్జీతో జతపరచి పంపవలయును. ఈ సొమ్ము ఎట్టి పరిస్థితులలోను తిరిగి యివ్వబడదు.

దరఖాస్తుదారులు తమ అర్జీతోబాటు తహశీల్దారు వారినుండి తీసికొన్న తమ ఆస్తి వివరముల సర్టిఫికెట్లు జతపరచి పంపవలయును. అట్లు పంపకున్నచో అర్జీలు ఆలోచింపబడవు. అర్జీ దాఖలుకు ఆఖరు తేది 28—2—61.

బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు,
కలికిరి.

రేడియో

శుక్రవారం, ఫిబ్రవరి 17
శక 1882 మాఘ 28

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని: దేవిస్తుతి, 7—00 తె. వా., 7—15 టి. సుబ్బారావు: వీణ, 7—40 గాంధీ కథ (విజయవాడ నుండి రిలే), 8—00 ఆం.వా. 8—15 హిం. వా., 8—30 హిందూస్థానీ సంగీత శిక్షణ: రాగు హమీర్. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము (విజయవాడ నుండి రిలే), 1—00 స్త్రీ సంసార్ (హిందీ), 1—30 బాపూరావ్: ఖయాల్ గాడ్ సారంగ్, 1—50 తె. వా., 2—00 శంకరరావ్ బిజాపూర్: బాన్సురి, 2—10 ఉ. వా., 2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన. 3—45 మాధ్యమిక పాఠశాలలకు. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 నాటిక (ఉర్దూ) ఫిలిం, 7—00 తె. వా., 7—15 గాంధీకథ (హిందీ), 7—30 కర్ణాటక సంగీత కచేరి (మద్రాసునుండి రిలే), 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—30 నాటిక (విజయవాడ నుండి రిలే), 9—15 సుగమ సంగీత్, 9—45 సుగమ సంగీత్, 10—00 బాపూరావ్: ఖయాల్ నాయక్ కన్నడ, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 1—00 పి. బప్పుస్వామి: వయొలిన్, 1—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 క్లారినెట్: నిలయ విద్వాంసుడు, 2—20 టి. సుబ్బారావు: వీణ, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—15 భక్తిమకరంద్: లలిత సంగీత్, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్‌నుండి రిలే), 7—00 తె. వా., 7—15 హైదరాబాద్ వలె, 7—40 గాంధీ కథ, గాంధీజీ జీవితగాథలు, భజన్, 8—00 ఆం. వా., 8—15 హిం. వా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 సి. మునిరత్నమ్మ, 1—30 లలిత సంగీతం, 1—50 తె. వా., 3—30 శ్రోతలు కోరిన పాటలు, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, 4—15 వాతావరణ సూచన. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమం, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 సంగీత కచేరి (మద్రాస్ నుండి రిలే), 9—00 ఆం. వా., 9—15 త్యాగరాజ కృతిసమాహ్వాయం, 9—30 మైత్రి మహిమ, నాటిక, 9—45 సి. మునిరత్నమ్మ, 10—30 వాతావరణ సూచన ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 ఆ. వా., 7—30 వాద్యవృందం (తిరుచ్చి నుండి రిలే), 8—00 మధుర గీతం. మధ్యాహ్నం: 1—00 కదంబం, 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 ఆ. వా., 2—40 వాతావరణ సూచన. సాయంత్రం: 5—30 ముఖవీణ: నిలయ విద్వాంసుడు, 5—45 గాంధీ కథ, 6—00 భజన్, 6—15 గ్రామస్థులకు (తిరుచ్చి నుండి రిలే), 7—15 ఆ. వా., 7—30 సంధ్యావందనం (శివవాసరావు, ఆర్. ఎస్. గోపాలకృష్ణన్ వయొలిన్, ఎస్. వి. ఎస్. నారాయణన్: మృదంగం, తిరువిల్వామలై, ఎస్. విశ్వాద్రి అయ్యర్: ఘటం, 9—00 వాద్యగోష్ఠి, 9—15 కదంబం, 9—30 మెల్లిసై మెట్టుగళ్, 9—45 సంగీతామృతం ఎ. కె. సి. నటరాజన్: క్లారినెట్, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 వినాయకర్ అకవల్: ఎస్. ఎస్. సుబ్బులక్ష్మి, 8—00 ఆం. వా. మధ్యాహ్నం: 12—30 మద్రాస్ ఎ వలె, 1—30 ఆం.వా., 1—40 గానమంజరి, 1—50 తె. వా., 2—00 మధుర గీతం, 2—10 మద్రాస్ ఎ వలె. సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—15 కార్యక్రమ వివరణ (తమిళము), 6—20 రాజలక్ష్మి నరసింహన్, 7—00 తె. వా., 7—15 సంగీతమాల, 7—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—30 పాశ్చాత్యసంగీతం, 10—30 ప్రసార సమాప్తి.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

ప్రెసిడెంట్, కో ఆపరేటివ్ రూరల్ బ్యాంకు, తాడికొండ	116—00
శ్రీమతి యం. సుందరవల్లి తాయారమ్మ, జిన్నూరు	28—00
శ్రీ పెట్లపూడి సీతారామయ్య, అప్పుటలూరు	25—55
శ్రీమతి కె. కుసుమకుమారి, హైదరాబాద్	25—00
శ్రీ సంకా సూర్యనారాయణ, మండపేట	11—11
శ్రీ చలంచర్ల నరసింహమూర్తి, దాచేపూడి	11—00
శ్రీ సూరారెడ్డి వెంకట అప్పారావు నాయుడు, కాకినాడ	10—00
శ్రీ గ్రంధి సూర్యనారాయణ, మండపేట	7—10
శ్రీ ముక్కవిల్లి చిన్ని సుబ్బారావు, కాకినాడ	5—16
శ్రీ దుద్దుకూరి చిన సత్యనారాయణమూర్తి, లింగాల	5—05
శ్రీ ఉప్పలూరి పార్థసారథి, చిలకలపూడి	5—00
శ్రీ యం. సూరారెడ్డి, చిర్రాజువల్లె	5—00
శ్రీ కె. సీతారామయ్య, బాపట్ల	5—00
శ్రీ తాడినాడ గంగరాజు, పెదవింగ్రడకోలను	5—00
శ్రీమతి పొన్నాడ వెంకట రమణమూర్తి, పినబాణి	5—00
శ్రీ సి. హెచ్. సత్యనారాయణమూర్తి, హైదరాబాద్	5—00
శ్రీ కె. వి. కృష్ణారావు, అనంతపూర్	5—00
శ్రీ యన్. సంజీవయ్య, నవేపల్లి	5—00
శ్రీ యు. కోటిరాజు, వింజమూరు	5—00
డాక్టరు పి. చంద్రశేఖరరావు, భోనగిరి	5—00
శ్రీ బండా మంగారెడ్డి, నూదపల్లి	5—00
శ్రీ పోలిసెట్టి సత్తిరాజు, భీమవరం	5—00
శ్రీ పిల్లారిసెట్టి రామారావు, భీమవరం	5—00
శ్రీమతి సత్యవతి, మచిలీపట్నం	5—00
శ్రీ పి.వి. ప్రభాకరరావు, మచిలీపట్నం	5—00
శ్రీమతి రావు రామాయమ్మరావు, తణుకు	5—00
శ్రీ సి. హెచ్. బి. శంకరరావు, బుట్టాయగూడెం	5—00
శ్రీ కయప నారాయణరెడ్డి, హైదరాబాద్	5—00
శ్రీ యం. వి. నారాయణ, మంగళగిరి	5—00
శ్రీ పిళ్ళా ఆంజనేయులు, విజయవాడ	5—00

రూ. 3—00 లు విరాళ మిచ్చినవారు:— వి. వర్మింహాలుచెట్టి.

రూ. 2—00 ల విరాళ మిచ్చినవారు:— యం. రాజేశ్వరరావు, బి. హనుమంతరావు, శరగడం గంగునాయుడు, వి. చలపతిరావు, కె. యన్. సింగు.

రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు:— కె. యన్. నాగరాజయ్య, గొడబా రామస్వామి, డి. యన్. రెడ్డి, వానపల్లి అప్పలస్వామి, తుపాకుల బాలకోటమ్మ, షేకు సైదా.

చొప్పన జవహరలాల్ నెహ్రూ 1—01, చొప్పన స్వరూపరాణి 1—01, చొప్పన శ్రీ వెంకటశివరామకృష్ణప్రసాదు 1—01, వల్లభనేని రామమోహనరావు 1—05, జని సూర్యనారాయణ 0—50, పి. రామయ్య 0—50, మద్దిరాజు లక్ష్మీనరసింహారావు 4—85.

నిన్నటివరకు వసూలయిన

మొత్తం 1,40,468—36
వెరసి 1,40,841—26

కృష్ణాజిల్లా కొండపల్లి కమిలిబాబా ఆశ్రమంలో మత మతాంతర సమిష్టి వైజ్ఞానిక మహాసభ, 13వ వార్షిక మహాసభ ఫిబ్రవరి 25 26, 27 తేదీలలో జరుగుతాయని కమిలి బాబా సమితి ప్రేమ సంఘం (ఆంధ్రప్రదేశ్ వారు) ప్రకటిస్తున్నారు.

ఎన్నికలలో పార్టీ చిహ్నాలు

సోషలిస్టునాయకుల ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 13:—

వచ్చే ఎన్నికలలో స్వతంత్రపార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులందరికీ ఒకే చిహ్నం కేటాయిస్తానని ఎన్నికల కమీషనర్ ప్రకటించారని వచ్చిన వార్తపట్ల సోషలిస్టుపార్టీ నాయకులు డాక్టర్ రాం మనోహర్‌లోహియా, శ్రీ డి. మండల్ సంతృప్తి, ఆశ్చర్యాలను వెలిబుచ్చారు.

కనీసం ఒక పార్టీ విషయంలో నైనా ఎన్నికల నిబంధనలను అతిక్రమించి కమీషనర్ చేసిన ప్రకటనపట్ల సంతృప్తి వెలిబుచ్చారు.

చెట్టు సోషలిస్టుపార్టీ చిహ్నామనీ, ఈచిహ్నాన్ని క్రిందటిసారి ఎన్నికలలో ప్రతి పక్షం వారికి కొన్నిచోట్ల కేటాయించడంతో తమపార్టీకి అపజయం లభించిందనీ, ఈసారి ఇటువంటి అసంగతాలు జరగకుండా చూడాలనీ, ఎన్నికల కమీషన్ తన విధానాన్ని సాధ్యమైనంత త్వరలో స్పష్టపరచాలనీ ప్రకటించారు.

సాంఘికవిద్యా కార్యకర్తల శిక్షణ

హైదరాబాద్, ఫిబ్రవరి 13:—

విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన 16 వ సాంఘిక విద్యా కార్యకర్తలశిక్షణ కార్యక్రమం నిన్న సాయంకాలం ముగిసింది.

సమాచార, పౌరసంబంధాలశాఖ డైరెక్టరు శ్రీ నరేంద్రలూథర్ నిన్న సాయంకాలం శిక్షణ పొందిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

ఉత్తీర్ణులైన వారికి శ్రీ లూథర్ సర్టిఫికెట్లు పంచిపెట్టారు. ఉత్తీర్ణులైన వారిలో నలుగురు మహిళలు కూడా గలరు. వివిధ పోటీలలో జయంపొందిన వారికి బహుమతులు పంచిపెట్టారు.

సమాజాభివృద్ధి కార్యక్రమాలు జయప్రదమవడానికి సాంఘికవిద్య ఎలా సహాయపడేది శ్రీ లూథర్ వివరించారు.

నీరడలో దారుణ సంఘటన

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి 12:—

ముక్కు, కుడిచెవి నుండి రక్తం కారుతున్న స్థితిలో నీరడ వాస్తవ్యురాలైన మైల మశిల అనే యువతిని నిన్న స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.

ఆమె ముక్కును, కుడిచెవిని ఆమె భర్త కోసివేయడానికి ప్రయత్నించినట్లు ఆయువతి చెప్పిందంటున్నారు.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనం నేరానికి ఇద్దరి అరెస్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 12:—

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఒక ఇంట్లో జరిగిన దొంగతనంలో ఉన్నారని బండారి బాలియ్య, నరసింహ అనే ఇద్దరిని హైదరాబాద్ సెంట్రల్ క్రైంస్టేషన్ పోలీసులు క్రిందటి శుక్రవారం అరెస్టు చేశారు. రు. 15,800 ల విలువగల ఆస్తిపోయిందనీ, రు. 1193 ల విలువగల నగలు వీరివద్ద దొరికాయనీ తెలిసింది.

ఇసుకపల్లి దేవాలయంలో చోరీ

రేపల్లె, ఫిబ్రవరి 13:—

ఇసుకపల్లి లోని భ్రమరాంబా చెన్నమల్లేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం రాత్రి సుమారు రు 200 లు విలువగల వస్తువులను దొంగలుపడి దోచుకుపోయారని తెలియజేయబడింది. (మ. వి.)

కాంగ్రెసువాది మరణం

మధిర, ఫిబ్రవరి 11:—

ఖమ్మం జిల్లా మధిరతాలూకా ఆడసర్లపాడు గ్రామవాస్తవ్యులు ప్రముఖ దేశభక్తులు శ్రీ వోగ్గు పెద ఇస్తారెడ్డి ఇటీవల మరణించారు. హరిజనాభ్యుదయానికి ప్రత్యేక కృషి సల్పిన వీరు చిన్న వయస్సులో మృతిచెందినందుకు హరిజనులు ప్రధానంగా విచారిస్తున్నారు. (మ. వి)



తెనాలిలో ఇటీవల జరిగిన ఆంధ్ర మునిసిపల్ జాతీయ కార్మిక మహాసభ దృశ్యం. వేమల జగన్నాథరావు, మంతెన వెంకట్రాజు, వెనిగళ్ల సత్యనారాయణరావు గార్లను ఈ చిత్రంలో చూడవచ్చు

స్థానిక వార్తలు

సత్యనారాయణపురంలో రామాయణ హరికథా కాలక్షేపం

విజయవాడ, ఫిబ్రవరి 13:—

సత్యనారాయణపురంలో శివాలయంలో హరికథాకేసరి శ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతులు గారి ప్రియశిష్యులు శ్రీ ద్యారి రామచంద్రరావు భాగవతులు జనవరి 6 నుండి రామాయణం హరికథా కాలక్షేపం చేశారు. శ్రీరామ పట్టాభిషేకం ఆదివి సుబ్బారావు సమంత్రకంగా నిర్వహించారు.

బాలల నాటక ప్రదర్శనం

విజయవాడ, ఫిబ్రవరి 14:—

శ్రీ దామమోహన లైబ్రరీహాలులో విరంచి వి. పూర్ణచంద్రరావు రచించిన "సరస్వతి కటాక్షం" అను నాటకాన్ని బాలలు ప్రదర్శించారు. శ్రీ కొంగరాపి అప్పారావు అధ్యక్షత వహించారు. సినీ నటుడు శ్రీ అమర్‌నాథ్ బాలనటీనటులను ప్రశంసించారు.

విజయవాడలో కోత పండుగ

విజయవాడ, ఫిబ్రవరి 11:—

విజయవాడలోని లూథరను క్రైస్తవులు పరి. పేతురు లూథరను దేవాలయంలో ఆదివారమునాడు కోతపండుగను అత్యంత జయప్రదంగా జరుపుకున్నారు. శ్రీ బి. సత్యానందం (సబ్—ఎడిటరు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్) గారు అధ్యక్షతవహించారు.

రెవ. ఎస్. డి. ఆనందరావు సామియేలు, పండుగ సందేశమును వినిపించిరి. మనము మన సమస్తమును, మినహాయింపు లేకుండా, దేవునికి సమర్పించుకోవాలి అని అక్కడ కూడియున్న వారిని హెచ్చరించారు. స్థానిక లూథరను గురువులు, రెవ. యం. ప్రకాశముగారి దీవెనతో సభ ముగింపబడినది. కార్యదర్శి శ్రీ యం. షడ్రకు వందన సమర్పణ చేసిరి.

సాయంత్రం శ్రీ జి. పి. యన్. సంగీతరావు భాగవతారుగారిచే సత్యకథా కాలక్షేపం జరిగింది.

విజయవాడలో సర్వోదయపక్ష కార్యక్రమాలు

విజయవాడ, ఫిబ్రవరి 11:—

ఇక్కడ జరుగుతున్న సర్వోదయపక్ష ఉత్సవ సభలలో ఆదివారంనాడు డాక్టర్ వెంపటి సూర్యనారాయణగారు ప్రసంగిస్తూ వినోబాజీకి ఎంతో ముఖ్యప్రధానంగా ఉండే సర్వోదయకార్యక్రమంపట్ల సమాజంగా అన్ని పక్షాల వ్యక్తులకీ ఆదరంకలగాలనీ, కాని ఇంతవరకు అలాంటి ఆదరణ లభించకపోవడం విచారకరమనీ అన్నారు. భూదాన ఉద్యమం, నిర్మాణ కార్యక్రమం, సర్వవిద్య దేశస్వరూపాన్ని మార్చడానికి ఉపయోగపడగలవని చెప్పారు. శ్రీ జంపాల గోపాలరావు ప్రభృతులు ప్రసంగించారు. శ్రీ కూచిభట్ల కోటేశ్వరరావు 'భక్త పోతన' హరికథా కాలక్షేపంతో ఆనాటిసభ ముగిసింది. మర్నాడు జరిగిన సభలో శ్రీ ఒగేటి పశుపతి తాము రచించిన "భూతమయుడునాండీ" అనే పద్యాలు చదివారు.

శ్రీ కన్నెకంటి సూర్యనారాయణమూర్తి, శ్రీ అల్లూరాం గార్లు ప్రసంగించారు.

శ్రీమతి వనువులేటి సీతారామమ్మ గానంతో సభ ముగిసింది.

నల్లగొండజిల్లా పరిషత్

శ్రీ యం. హనుమంతరావు సభ్యులుగా పదవీ స్వీకారం

నల్లగొండ, ఫిబ్రవరి 13:—

నల్లగొండ జిల్లా పరిషత్ సభ్యులుగా శాసనమండలి అధ్యక్షులు శ్రీ మాడపాటి హనుమంతరావు క్రిందటి మంగళవారం పదవీ ప్రమాణం స్వీకరించారు. వీరిని ఈ జిల్లాకు కేటాయించారు.

1961—62 బడ్జెట్ అంచనాలను చర్చించడానికి ఆనాడు పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. శ్రీ టి. వి. సీతారామారావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

శ్రీమతి ఫెయిజున్నిసాబేగం, శ్రీయుతులు వి. లక్ష్మీ నరసయ్య, యం. ఆనందం, వీరుకూడా పదవీ ప్రమాణం స్వీకరించారు.

శ్రీయుతులు పట్టాభిరామారావు, అప్పారావు, వి. సీతారామారావు, వి. లక్ష్మీనరసయ్య, శ్రీమతి బాలుబాయ్, వీరిని ఆయా స్థాయీ సంఘాల శాఖలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గుంటూరుకు జీవితభీమాకార్పొరేషన్ అధికారి రాక

(మనవిలేఖరి)

గుంటూరు, ఫిబ్రవరి 12:—

జీవితభీమాకార్పోరేషన్ దక్షిణప్రాంత మేనేజరు శ్రీ హెచ్. బలరామరావు, డిప్యూటీజోనల్ మేనేజరు శ్రీ వి. వెంకటచలం, డివిజనల్ మేనేజరు శ్రీ ఆర్. శామన్నగార్లతోకలసి ఇక్కడకు వచ్చారు.

వారికి స్థానిక బ్రాంచిమేనేజరు శ్రీ పి.సుబ్రహ్మణ్యం స్వాగతంచెప్పారు. ఫీల్డు ఆఫీసర్లును, ఏజంట్లను వారికిపరిచయంచేశారు. నర్సరావుపేట బ్రాంచి అసిస్టెంటు మేనేజరు శ్రీ జి. వెంకటాచలం స్వాగతపత్రం సమర్పించారు. ఏజంట్ల సంఘం అధ్యక్షులు శ్రీ పి. ఎ. గుప్త విజ్ఞప్తి సమర్పించారు. ఫీల్డు ఆఫీసరుషేక్ హుస్సేన్ ప్రసంగించారు.

శ్రీ బలరామరావు ఉచితరీతి సమాధానం చెప్పారు. శ్రీ కె. ఎస్.ఆర్.ఆంజనేయులు అభినందనలు తెల్పారు.

రాష్ట్రవ్యాప్తంగా చేనేత వారోత్సవాలు

ఏలూరులో

అస్తమ అఖిల భారత చేనేత వారోత్సవము ఏలూరు పట్టణములో సప్తాహ కమిటీ వారి ఆధ్వర్యమున, ఏలూరు చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘము యొక్క సహకారముతో జయప్రదంగా జరుపబడింది. ఈ సందర్భమున ఏలూరు తాలూకా ఆఫీసు ఆవరణలో జరిగిన బహిరంగసభలో పశ్చిమ గోదావరిజిల్లా జాయింటు కలెక్టరు శ్రీ యు. జగన్నాథాచారి యీ వుత్సవమునకు ప్రారంభోత్సవము చేశారు. సభకు స్థానిక సహకార సెంట్రల్ బ్యాంకు ఉపాధ్యక్షులు శ్రీ యం. రాఘవేంద్రరావు అధ్యక్షత వహించారు. సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రారు శ్రీ యం. పి. కుమారస్వామి, సంఘ డైరెక్టర్లు పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు.

తర్వాత సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రారు శ్రీకుమారస్వామి ప్రసంగించారు.

సప్తాహ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ కుర్మా తేజోమూర్తి వందన సమర్పణతో సభముగిసినది.

తదనంతరం తాలూకా ఆఫీసునుండి పలురకముల చేనేత వస్త్రములు ప్రదర్శించిన వాహనములతో వూరేగింపు బయలుదేరినది. సంఘ కార్యదర్శి శ్రీ జి. వి. రాఘవరావు పిల్లలకు మిఠాయి పంచిపెట్టారు.

రాజోలులో

చేనేత సప్తాహం రాజోలులో జరుపబడింది. చేనేత వారోత్సవాల సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద మేజర్ పంచాయితీ ఉపాధ్యక్షులు శ్రీ చిక్కాల నారాయణమూర్తి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. రాజోలు, రాజోలు తాలూకాలోనూగల సహకారశాఖకు చెందిన ఉద్యోగులు, ప్రాంతీయులు పాల్గొన్నారు. రాజోలు తాలూకా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మంతెన విశ్వనాథం చేనేత పరిశ్రమపట్ల ఆదరణ చూపవలసిన అవసరాన్ని వివరించారు. స్థానిక బట్టల దుకాణ శాఖ మేనేజర్ శ్రీ మల్లాడి సత్యనారాయణ కృతజ్ఞత తెలిపారు.

బందరులో

తూర్పు కృష్ణాజిల్లా చేనేత సహకార సంఘముల సమిష్టి యాజమాన్యమున, బందరు పురమందిరములో చేనేత సప్తాహోత్సవములు ఫిబ్రవరి 5 నుండి 12 వరకు జరుపబడింది. 5 వ తేది మధ్యాహ్నం వూరేగింపు చింతగుంటపాలెంలో బయలుదేరి పురమందిరమునకు చేరుకొనెను. పురమందిరావరణలో వివిధ సంఘములు తమ తమ విక్రయ ప్రదర్శన శాలలు నెలకొల్పిరి.

పురమందిరములో జరిగిన సభకు శ్రీ మొదలి శివకామయ్య, ప్రిన్సిపాలు, ఆంధ్ర జాతీయ కళాశాల, అధ్యక్షత వహించిరి. శ్రీ పోలవరపు నాగేశ్వరరావు సెంట్రలుబ్యాంకు అధ్యక్షులు పతాకారోహణ జరిపిరి. కృష్ణాజిల్లా కలెక్టరు శ్రీరాం. కె. వేపా ప్రదర్శన యొక్కయు, ఉత్సవాల యొక్కయు ప్రారంభోత్సవము చేశారు. శ్రీ పి. సుబ్బన్న బందరు సర్కిల్ కో—ఆపరేటివు డిప్యూటీ రిజిస్ట్రారు నివేదిక చదివారు.

శ్రీ కాశీనాధుని పూర్ణమల్లికార్జునుడు, శ్రీ విస్సకోట వెంకటస్వామినాయుడుగార్లు ప్రసంగాంతరం శ్రీ కట్టా అప్పయ్య వందనాలర్పించిరి.

అనంతరం అంబికా సిస్టర్సు కుమారి సావిత్రి, కుమారి సుప్రియ భరతనాట్య ప్రదర్శనమిచ్చారు.

యలమంచిలిలో

అఖిల భారత చేనేత వారోత్సవము యలమంచిలి ఇండియన్ వీవర్స్ స్పిన్నింగ్ ఎన్డ్ వీవింగ్ కో ఆపరేటివ్ సొసైటీవారు వైభవముగా జరిపిరి. సంఘాధ్యక్షుడు శ్రీ దానపల్లి వెంకటస్వామి సహకార జండా ప్రతిష్ఠాపన గావించిరి. ఆదుపరి సుమారు 300 మంది సభ్యులతో శ్రీ దానపల్లి వెంకటస్వామి అధ్యక్షతను బహిరంగ సభ జరుపబడింది.

టెక్కలిలో

ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘ అధ్యక్షుడు శ్రీ కాశిన బసవరాజు అధ్యక్షతను ఇచట 8 వ అఖిల భారత చేనేత వారోత్సవములుప్రారంభించారు.

భారత రెడ్‌క్రాస్ (టెక్కలి డివిజనల్ బ్రాంచి కార్యదర్శి) డాక్టరు మామిడన్న వెంకటరామారావు అధ్యక్షతను బహిరంగసభ జరిగెను.

డిప్యూటి రిజిస్ట్రారు శ్రీ సి. వైకుంఠరావు గారి వందన సమర్పణతో సభ ముగిసెను.

చేనేతవస్త్రాల బండ్ల ఊరేగింపు

చేనేత సప్తాహ సందర్భంగా పాలకొల్లు ఎంపోరియం వారి ఆధ్వర్యాన చేనేత వస్త్రాలు అలంకరించిన బండ్ల వూరేగింపు జరిపారు.

రాజభవనం వార్తలు

హైదరాబాద్, ఫిబ్రవరి 11:—

జనాభాలెక్కల సూపరింటెండెంట్ శ్రీ ఎ చంద్రశేఖర్, ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ కె. సి. వోర్డికర్ నిన్న ఉదయం రాష్ట్ర గవర్నర్ శ్రీ భీమసేన్ సచార్‌ను సందర్శించారు.

రాజభవనంలో సాయంకాలం జరిగిన కేటీ వరెంట్‌బాటెన్ స్మారకనిధి కమిటీ సమావేశానికి శ్రీమతి లలిత సచార్ అధ్యక్షత వహించారు

హైదరాబాద్‌కు అమెరికా రాయబారి రాక

హైదరాబాద్, ఫిబ్రవరి 12:—

ఇండియాలోని అమెరికా రాయబారి శ్రీ ఎల్స్వర్త్ బంకర్ న్యూ ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో నేటిమధ్యాహ్నం ఇక్కడకు చేరారు. హైదరాబాద్‌లోని అమెరికన్ సమాచార గ్రంథాలయం ఆఫీసర్—ఇన్—చీఫ్ శ్రీ రాబర్ట్ బాఫ్, మద్రాసులోని అమెరికన్ కన్సలేట్‌కు చెందిన ఇద్దరు సభ్యులు, నగరంలోని అమెరికన్ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు కొందరు ఆయనకు స్వాగతం చెప్పారు.

ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి నేటి సాయంత్రం ఆయనను తేనీటివిందుకు ఆహ్వానించారు. శాసనమండలి అధ్యక్షుడు శ్రీ మాడపాటి హనుమంతరావు, ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, ఆరోగ్యమంత్రి శ్రీ పి. వి. జి. రాజు, సాంఘిక సంక్షేమమంత్రిణి శ్రీమతి మసూమాబేగం, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. పి. పాయ్, ఇతర ప్రముఖ అధికారులు, అధికారేతరులు ఈ విందుకు హాజరయ్యారు.

ఒంట్లో బాగుండ లేదా?



'ఆస్ప్రో' వాడి పూర్తి స్వస్థతను పొందండి

మీకు 'ఆస్ప్రో' మాత్రమే కావలెను — ఎందుకంటే, 'ఆస్ప్రో' రెండు మాత్రలలో పూర్తి వేరి మోతాదులో దాని శక్తివంతముగా సురక్షితముగా జ్వరమును తగ్గించుటలో ప్రపంచమందంతటా గుర్తించబడిన ఔషధముగా కలదు.



'ఆస్ప్రో' సేవించండి మరల నిజముగా స్వస్థత పొందండి

భారతదేశములో ఏకైక డిస్ట్రిబ్యూటర్లు: హెన్రి & కంపెనీ లిమిటెడ్

చంద్రికా సబ్బు

(ఔషధీకృతము అంట్ టాయిలెట్)

ఇది అందవికారంగా ఉన్నవారికి అందం చేకూర్చును

పెద్ద స్టోరు లన్నిటిలోనూ దొరకును.

తయారుచేసినవారు.— ఎస్. వి. ప్రొడక్ట్సు ఇరింజలకూడ—కేరళాస్టేట్.

Use Sulekha FOUNTAIN PEN INK

"సులేఖ" సిరా

Special సాఫీగా ప్రవహించును

SULEKHA WORKS LTD., CALCUTTA-32



కొంచెము టినోపాల్ తెల్లని దుస్తులను అన్నిటినీ తెల్లగా చేయును

Alembic గ్లైకోడిన్ టెర్ప్-వసాకా



దగ్గును ఆపుతుంది

ఎండు, కోరింత, పడిశపు దగ్గులకు విశ్వసనీయమైన రక్షకమైన గృహ వైద్యము.

క్రీడాలోకం:

భీమవరం టెన్నిస్ టోర్నమెంట్

ఫైనల్స్ ఫలితాలు

భీమవరం, ఫిబ్రవరి 14:— స్థానిక టౌన్‌హాల్ [illegible] నిర్వహించిన ఆహ్వానిత [illegible] టెన్నిస్ టోర్నమెంటు పూర్తి అయినది. ఫైనల్స్ ఫలితం వివరాలు ఇవి:

ఫైనల్స్ (డబుల్స్): శ్రీ వి. కె. సత్యనారాయణ, భీమవరానికి [illegible] డి. రామమూర్తి, బి. శ్రీనివాసరావు [illegible] పోటీచేసి, శ్రీ వేగేసు వెంకట సోమరాజు [illegible] గెల్చుకొన్నారు. స్కోర్: 6—4, 4—6, 6—4, 6—4.

ఫైనల్స్ (సింగిల్స్): కె. వి. సత్యనారాయణగారు ఎమ్. భగవాన్‌దాసుగారిని ఓడించి ట్రోఫీ గెల్చుకొన్నారు. స్కోర్ 6—15, 6—3, 6—3. శ్రీ సి. హెచ్. గంగాధర శాస్త్రిగారు ఈ ట్రోఫీని ఏర్పాటు చేశారు.

బహుమతి ప్రదానోత్సవానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్టు మున్సిఫ్ శ్రీఎన్. నాగభూషణరావుగారు అధ్యక్షత వహించగా శ్రీ కురిసేటినాగభూషణంగారు ట్రోఫీలు కప్పులను విజేతలకు పంచిపెట్టారు.

సహకార సేద్యం

ఆచార్యరంగా విమర్శ

చీరాల, ఫిబ్రవరి 14:— చీరాల ఓపెన్‌ఎయిర్ థియేటర్‌లో శ్రీ తాటికొండ రమణయ్యగుప్త అధ్యక్షతన స్వతంత్ర పార్టీ సభ జరిగింది. సభకు ఆచార్యరంగా, శ్రీ [illegible] కోటేశ్వరరావు విచ్చేశారు.

ఆచార్యరంగాగారు మాట్లాడుతూ వినాశ [illegible] కావాలన్నారు. ఇచ్చినంత [illegible] సహకార సేద్యంలో చేరాలని కాంగ్రెసు ప్రకటిస్తున్నారు. వాదనమూర్తి కోరిన వరంలా [illegible]. ఇదివిడవడానికి సాంప్రదా ఉన్నా, [illegible] తప్పుతున్నారు. వ్యక్తిస్వాతంత్ర్యాన్ని ప్రభుత్వం హరిస్తున్నదన్నారు. 1962 లో కూడా తిరిగి కాంగ్రెసు ప్రభుత్వమే ఉంటే స్వతంత్ర స్వత్వాలు, వ్యక్తిస్వాతంత్ర్యాలు ఉండవన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో స్వతంత్రపార్టీని బలపర్చాలని విజ్ఞప్తిచేశారు.

యలమంచిలిలో స్వతంత్రపార్టీ సభ

యలమంచిలి, ఫిబ్రవరి 13:— యలమంచిలి తాలూకా స్వతంత్రపార్టీ బహిరంగసభ శ్రీ పప్పల బాపునాయుడు అధ్యక్షతన జరిగింది. శ్రీ సీతారామమూర్తి, శ్రీ దీసెట్టి అప్పారావు కాంగ్రెసు ప్రభుత్వ విధానాలను విమర్శించారు.

ఉయ్యూరు వర్తకసంఘం నూతన కార్యవర్గ సభ్యులు

బొగ్గు కొరతకు కారణం రైల్వేలే

వ్యాగన్లు తగినన్ని సప్లయి చేస్తున్నామనడం నిజంకాదని బొగ్గు పారిశ్రామిక సంస్థల ప్రకటన

కలకత్తా, ఫిబ్రవరి 14:— పశ్చిమబెంగాల్, బీహారుల లోని బొగ్గుగనులకు రోజుకు 5 వేల వ్యాగన్లు సప్లయ్‌చేయగలమని రైల్వేలు లోగడఇచ్చిన హామీని నిలుపుకొనడంలేదని బొగ్గుపరిశ్రమతో సంబంధమున్న అనేకసంస్థలు నేడు ఆరోపించినవి.

ఈ ప్రాంతాల బొగ్గుగనులకు 1960 డిసెంబరులోరోజుకు 4,629వ్యాగన్లు, 1961 జనవరిలో రోజుకు 4730 వ్యాగన్లు మాత్రమే సప్లయ్ చేయబడినవని వివిధ సంస్థలు నేడిక్కడ సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించినవి.

దేశంలో బొగ్గు రవాణాలో జరుగుతున్న ఆలస్యానికి రైల్వేలు ఏమాత్రం కారణంకాదని ఇటీవల రైల్వేబోర్డు చైర్మన్ పత్రికావిలేఖరుల సమావేశంలో చేసిన వాదనకు సమాధానంగా బొగ్గు పరిశ్రమకు సంబంధించినవారు ఈ ప్రకటన చేశారు.

వాస్తవానికి ఈ బొగ్గుక్షేత్రాలకు రోజుకు 6 వేల వ్యాగన్లు కావాలని బొగ్గు కంట్రోలర్ సూచించి ఉన్నారనీ, అయినప్పటికీ రోజుకు 5 వేలు మాత్రమే ఇయ్యగలమని రైల్వేలు హామీ ఇచ్చినవనీ ఈ ప్రకటన పేర్కొంటున్నది.

రెండవ ప్రణాళిక చివరి సంవత్సరంలో రైల్వేలు రవాణా చేయవలసిన బొగ్గు 510 లక్షల టన్నులుకాగా అవి రవాణా చేసినది 495 లక్షల టన్నులు మాత్రమే అని, 15 లక్షల టన్నులమేరకు రవాణా చేయలేదని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో ఏర్పడిన బొగ్గు కొరతకు తాము కారణం కాదని రైల్వేబోర్డు పదేపదే ప్రకటించుకొనటం చాల నిరుత్సాహకరంగా ఉన్నదని, రైల్వేలు ప్రణాళికప్రమాణాన్ని పూర్తి చేయలేకపోయినవనికూడ ఈ ప్రకటన పేర్కొంటున్నది.

తయారైన బొగ్గు నిల్వ ఉండిపోవటంచేత చాల కాలరీలు ఇప్పుడు పనిని తగ్గించుకొనవలసి వచ్చినదని, వాస్తవం ఇలా ఉన్నప్పటికీ బొగ్గు కొరతకు బొగ్గు పరిశ్రమే కారణమని రైల్వేబోర్డు చేస్తున్న ప్రకటనలను ఖండించి వాస్తవ విషయాలు ప్రజలకు ఎరుకపరచటానికే ఈ ప్రకటనచేయటం జరుగుతున్నదనికూడ దీనిలో ఉన్నది.

జలంధర్, ఫిబ్రవరి 14:— ఈనెల 6 వ తేదీన అరెస్టయిన ఆర్యసమాజ్ నాయకులు ఆరుగురికి, నిన్న స్థానిక మేజస్ట్రేటు బెయిల్ యిచ్చారు. ఈనెల 22 వ తేదీన వీరిపై కేసు విచారణ జరుగుతుంది.

'కాశ్మీర్ ఆక్రమణకు పాక్, చైనాలకు ఎట్టి హక్కులేదు'

బక్షీగులాం ఉద్ఘాటన

జమ్ము, ఫిబ్రవరి 14:— జమ్ము కాశ్మీరు భాగాలను ఆక్రమించుకొనటానికి పాకిస్థానుకుగానీ, చైనాకుగానీ ఎలాంటి హక్కులేదని కాశ్మీరు ప్రధాని శ్రీ బక్షీ గులాం మహమ్మద్ నేడు కౌన్సిల్‌లో ఉద్ఘాటించారు.

ఉభయ సభల సంయుక్త సమావేశంలో సదర్ ఇరియాసత్ చేసిన ప్రసంగంపై చర్చకు సమాధాన మిస్తూ దురాక్రమణదారులను ఎంటి వేయగల శక్తి మనకున్నదనీ, అయితే ఈ దురాక్రమణ శాంతియుతంగా పరిష్కారం కావాలని కోరుతున్నామనీ, ఇలాంటి విషయాలలో మన దృక్పథం పంచశీలపై ఆధారపడి ఉంటుందని కాశ్మీరు ప్రధాని వాక్రుచ్చారు.

జమ్ము రాష్ట్రంలోని సలాల్ విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు సంభాషణలు జరుగుతున్నవని ఆయన చెప్పారు. సలాల్ ప్రాజెక్టు 77 వేల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తిచేసేదిగా ఉండాలని ఆదిలో రాష్ట్ర ప్రభుత్వం భావించినదనీ, తర్వాత జరిపిన సమగ్ర పరిశీలనలో ఆ ప్రాజెక్టు 15 లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయవచ్చునని తేలినదని శ్రీ బక్షి గులాం మహమ్మద్ తన సమాధానంలో చెప్పారు. దీనినుంచి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లకు వెంటనే విద్యుచ్ఛక్తి సరఫరా చేయగల పనులుకూడ ఏకకాలంలో ప్రారంభించబడగలవని ఆయన చెప్పారు.

ప్రస్తుతం అనుబంధ సంస్థ హోదాలో ఉన్న జమ్ము కాశ్మీరు విశ్వ విద్యాలయాన్ని విద్యార్థులందరు అక్కడే నివసిస్తూ చదువుకొనే విధంగా మార్చే పథకం ఒకటి పరిశీలనలో ఉన్నదని ఆయన తెలియజేశారు.

భారత ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అప్పుల విషయం ప్రస్తావించి ఈ అప్పులన్నీ కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించివేయబడినవనీ, ఇక కొద్దిలక్షల రూపాయల అప్పుమాత్రమే ఉన్నదని ఆయన చెప్పారు.

భోనగిరి గ్రామాలకు విద్యుచ్ఛక్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 14:— నల్గొండ జిల్లాలోని భోనగిరి తాలూకాలోగల గోరీయపల్లి, రఘునాథపురం, కల్హారు గ్రామాలలో విద్యుచ్ఛక్తికి శ్రీ జె. వి. నరసింగరావు మొన్న సాయంత్రం ప్రారంభోత్సవం చేశారు.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 15:—

తాతాస్టీల్ ఆర్డనరీ—	రు. 146.00
ఇండియన్ ఐరన్—	రు. 24.60
బంగారం (పాల్కు)	రు. 121.80
వెండి పాల్కు)—	రు. 207.20
ప్రత్తి ఆరిల్లా (ఏప్రిల్	556.00
వేరుసెనగ (మే)	218.50
ఆముదాలు (మే)	170.50

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 15:—

వేరుశనగపప్పు	(80 కె. జి. ఎస్. బస్తా
కొరమాండల్	76.50—77.50
పీనట్సు	75.00—75.00
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద విల్లరగారెడీ	452.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్లీన్ ఎం. ఎస్.	46.75
రాజా ఆరోన్	45 25
వేరుశనగకేకు	26.50

మద్రాసు బులియన్ మార్కెట్

సావరన్ (చిల్లర ధర) 8 గ్రాములు	95.00
ఎస్.ఎం.బంగారంరెడి 10గ్రాములు	124.30
మూసాబంగారంరెడీ 10 గ్రాములు	121.50
బార్‌సిల్వర్ రెడి (కె. జి.)	211.00
చిల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 15:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—50
సావరిన్	95—50
వెండి 100 తు.	242—50
వెండి 1 తు.	2—44

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 15:— 74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—95
డి. బి. సన్నల ,,	25—50
3 వ జుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	57—50

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	48—00
(మెట్ట) పెసలు	50—00
నల్లపెసలు నీలాలు	45—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	44—00

వేటపాలెం,ఫిబ్రవరి 14: 1960—61 సంవత్సరంలో వేటపాలెం సమితిలో ఉత్తమశ్రేణి గ్రామంగా కారంచేడునూ, ఆప్రాంతంలో పనిచేస్తున్న శ్రీ బి. వెంకటేశ్వర్లును ఉత్తమ గ్రామ సేవకునిగానూ నిర్ణయించారు. అభివృద్ధి కార్యక్రమాలలో ఆగ్రామం ముందంజ వేసింది.

పూర్వం మీ అదృష్టం చెప్పగలదు

[illegible] రూ. 1—25 [illegible] వి. పి. గా పంపగలము. వి. పి. చార్జీలు ప్రత్యేకం. [illegible] పూర్తి సంతృప్తిగా లేనిచో డబ్బు వాపసు చేయబడును. [illegible]

Pt. Dev Dutt Shastri, Raj Jyotishi (AV-3) Jullundur City

కొలువుకు లభ్యం



రాఘవవిహార్ ఫోన్ : 333
ట్రంకురోడ్డు - నెల్లూరు

ఆధునికమైన హోటల్—అవసర వసతులుగల 40 గదులు—విశ్రాంతి హాలులు, భోజనహాలులు, వంటగదులు, డాబా తోటలు. అన్ని సౌకర్యాలూ అందుబాటుగా, పట్టణం మధ్యన ఉన్నది—సర్వ సామగ్రి, ఫోన్ ఉన్నాయి.

మీ షరతులతో ఈ క్రిందివారిని సంప్రదించండి: ఎం. శ్రీనివాసరెడి, ప్రా: రాఘవ విహార్, ట్రంక్‌రోడ్, నెల్లూరు.

నేడే విడుదల ఈ దిగువ కేంద్రములలో

విజయవాడ.................మారుతీ సినిమా
గుంటూరు.................శేష్ మహల్
రాజమండ్రి...............మినర్వా టాకీస్





రోడ్‌స్ప్లెండర్

సైకిల్ ట్యూబ్‌లు టైర్లు

నేషనల్ రబ్బర్ మాన్యుఫ్యాక్చరర్స్ లి.

కలకత్తా ఢిల్లీ బొంబాయి మద్రాసు కాన్పూర్ గౌహతి

కొద్ది సన్‌లైట్ చాలా బట్టలను ఉతికింది

-అట్లు చేసినట్టిది గాని అధిక నురగ

నాయనమ్మ మెచ్చుకొంటున్నది: అనేక సంవత్సరాల అనుభవంగల నాయనమ్మ సన్‌లైట్ సబ్బుతో ఒక్కసారి ఉతికిన బట్టలను చూచి చిరునవ్వుతో మెచ్చుకొంటున్నది. పక్కలపై దుప్పట్లు, తువ్వాళ్లు ఈ బట్టలన్నిటినీ తెల్లగాను కాంతిగాను, ఉతుకుటకు లక్ష్మికి కొద్ది సన్‌లైట్ చాలును. సన్‌లైట్‌యొక్క సమృద్ధియైన నురగ చాలా బట్టలను బాదకుండానే ఎంతో బాగుగా ఉతుకును. మీ కుటుంబ సుందరి అంటను ఉతుకుటకు సన్‌లైట్ సబ్బును వాడండి.

సన్‌లైట్ సబ్బు బట్టలను తెల్లగాను కాంతిగాను ఉతుకును

S.268-X52 TL

హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్‌వారి ఉత్పత్తి

కావలి కాలువ స్కీము

ఏప్రిల్ లేదా మేలో ప్రారంభోత్సవం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ప్రకటన

(మన విలేఖరి) నెల్లూరు, ఫిబ్రవరి 14:— "కావలి కాలువ స్కీము అమలు జరిగితీరుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో ఆత్రతతో ఉన్నది" అని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య కావలిలో జరిగిన ఒక బహిరంగసభలో హామీఇచ్చారు.

ఈ స్కీముకు రు. 90 లక్షలు కాగలదని అంచనావేశారు. సంగం సమీపాన పెన్నానది నుండి ఈ కాలువ ప్రవహిస్తుంది. కోవూరు, కావలి తాలూకాలలో అసంఖ్యాకంగా ఉన్న చెరువులకు నీరు సరఫరా అవటంతో, అనావృష్టి పరిస్థితులకు ఆస్కారం లేకుండా చేస్తుంది.

నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, పబ్లిక్ వర్క్సుమంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు శనివారంనాడు తమ పర్యటనను ప్రారంభించారు. కావలికి రాగానే శ్రీ సి. కోదండరామిరెడ్డి, శ్రీ రెబాల దశరథరామిరెడ్డి, శ్రీ పి. హరిశ్చంద్రారెడ్డి, శ్రీ ఆనం సంజీవరెడ్డి స్వాగతం చెప్పారు. శ్రీ వి. సుందరరామిరెడ్డి, శ్రీ పి. వెంకటరెడ్డి రైతుల తరపున మంత్రులకు అందజేసిన స్వాగత పత్రాలలో కావలి కాలువ స్కీము శీఘ్రంగా అమలు పర్చవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు.

మంత్రికి స్వాగతమిస్తూ శ్రీ దశరథరామిరెడ్డి ప్రాజెక్టుకు ప్రస్తుతం కేటాయించిన పదిహేనులక్షల రూపాయలు చాలా స్వల్పమైనదన్నారు. తృతీయ ప్రణాళికలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరారు.

మంత్రి శ్రీ సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందనీ, అయితే ఉన్న సమస్య అల్లా దానికి కావలసిన సొమ్ము ఎలా సమకూర్చడమన్నదేనని అన్నారు. స్కీము అమలుకు పూనుకోడానికి నీలుగా పూర్వం రైతులు చేసిన వాగ్దాన ప్రకారం నంబైలక్షల రూపాయలు అప్పు ఇవ్వడానికి ముందుకు రావాలని విజ్ఞప్తిచేశారు.

ఈ స్కీముకు ఏప్రిల్‌లోగానీ, మేలోగానీ ప్రారంభోత్సవం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రెండు, మూడేళ్లలో పూర్తి చేయగలరన్నారు.

జాతీయ పొదుపు ఉద్యమ కమిటీ

మంగుళూరు, ఫిబ్రవరి 14:— కొత్తగా ఏర్పాటుచేసిన జాతీయ పొదుపు ఉద్యమ కమిటీ ఫిబ్రవరి 12 న ఢిల్లీలో సమావేశ మవుతుందని కేంద్ర ఆర్థికశాఖ ఉపమంత్రి శ్రీమతి తారకేశ్వరి సిన్హా నిన్న ఇక్కడ చెప్పారు. ఈ కమిటీకి ఉన్నతాధికారం కలుగజేశారు. జాతీయ పొదుపు ఉద్యమానికి సంబంధించిన అన్ని అంశాలను ఈకమిటీ ఆలోచిస్తుందన్నారు.

కందుకూరు పంచాయతీ కమిటీ అధ్యక్షఎన్నిక

కందుకూరు, ఫిబ్రవరి 14:— ఖమ్మంజిల్లా కందుకూరు గ్రామ పంచాయితీ కమిటీ అధ్యక్షుడుగా శ్రీ కాకరపర్తి రామారావు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపాధ్యక్షుడుగా శ్రీ బి. వెంకట రంగారెడ్డి కూడా ఎన్నికైనారు. ఈఎన్నికలు 9వ తేదీన జరిగాయి. వీరుభయులు స్థానిక ప్రముఖ కాంగ్రెసువాదులు. (ఐ. ఏ.)

నెల్లూరు, ఫిబ్రవరి 12:— రానున్న జనరల్‌ఎన్నికలలో జిల్లాఅంతటా అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంటు స్థానాలకుపోటీ చేయు అభ్యర్థుల జాబితా తయారుచేసి అఖిలభారతీయ జనసంఘ కార్యవర్గానికి మార్చి 1వ తేదీలోగా పంపునిమిత్తము జిల్లాజనసంఘ సమావేశం త్వరలో గూడూరులో జరుగును.

ఆంధ్రప్రదేశ్ జనసంఘ సంఘటనా కార్యదర్శి శ్రీ గోపాలరావుఠాకూరు యీసమావేశములో పాల్గొంటారు.

అట్లాస్ అట్లాస్ అట్లాస్

లవ్-ఓ విటోలా గ్రీన్ టాప్ పెద్ద బహుమతి స్కీము

ATLAS LOVE-O · ATLAS VITOLA · ATLAS ORANGEETA GREEN TOP

ATLAS ESSENCE

ఈ తేలికైన నిబంధనలను అనుసరించండి

● మీకు బహుమానము దొరకే వరకు లవ్-ఓ, విటోలా మరియు గ్రీన్ టాప్ పానీయములను విడవకుండా త్రాగండి.

● పైన చూపబడిన విధముగా పిపాం మీద. క్రౌన్ కార్కులు మరి అచ్చువేసి లేకపోతే లవ్-ఓ, విటోలా మరియు గ్రీన్ టాప్ పానీయములు అంగీకరించకండి. అలా లేకపోతే అవి అసలైనవి కావు.

● మీరు లవ్-ఓ, విటోలా మరియు గ్రీన్ టాప్‌లను తాగినపుడు ఆ సీసాలకున్న క్రౌన్ కార్కులను పోగుచేయండి. ఆ క్రౌన్ కార్కులతో మీకు బహుమానము దొరకవచ్చును. కనుక వాటిని వదిలివేయకండి.

● క్రౌన్ కార్కులలో 25 % వాటిమీద 'కార్కు క్రింద 'అట్లాస్ ఎస్సెన్స్' ('ATLAS ESSENCE') అను మాటయొక్క ముద్రిత విడి అక్షరములు ఉన్నాయి.

● బాటిల్‌తో కార్కును కొన్న కొన్ని క్రౌన్ కార్కులలో పైన చెప్పిన విధముగా ముద్రిత అక్షరాలు మీకు కనిపిస్తాయి 20 బహుమతులు ఇవ్వబడతాయి కనుక వీటిని పోగుచేయడమునకు ప్రయత్నము చేస్తూనే ఉండండి. పైన చెప్పినట్లు 'అట్లాస్ ఎస్సెన్స్' ('ATLAS ESSENCE') అనే మాట పూర్తి అయేవరకు క్రౌన్ కార్కులను పోగుచేయండి.

● పై మాట పూర్తి అవగానే ఆ పన్నెండు క్రౌన్ కార్కులను మీ పేరు విలాసము తిర్చిదిద్దినట్లు వ్రాసి వెంటనే రిజిస్టర్డ్ ఎ. డి. పార్శెల్‌లో డైరెక్టర్, 'అట్లాస్ ఎస్సెన్స్' అట్లాస్ హౌస్, పూనా-1 ఎడ్రసుకు పంపండి. మీ పార్శెల్ అట్లాస్ హౌస్‌కు ముందుగా చేరితే మీకు మొదటి బహుమానము లభిస్తుంది. కాని మీ పార్శెల్ రెండవదిగా లేక మూడవదిగా అందితే మీకు రెండవ లేక మూడవ బహుమానము వస్తుంది. ఎవరైనా ఎన్నో బహుమతులను పొందవచ్చును. ఎందుకంటే, ఎన్నో వందల అక్షరములు అచ్చువేసి పెట్టబడ్డాయి.

● దేశమంతటా సోడా పానీయములను తయారుచేయు కంపెనీలవారికి లవ్-ఓ, విటోలా మరియు గ్రీన్ టాప్‌లను తయారుచేసి అమ్ముటకు పేటెంట్ అధికారము యిచ్చేము. వాడిన క్రౌన్ కార్కులను పోగుచేసి బహుమానము పొందండి.

● పోస్టాఫీసు నుండి పార్శెల్ అందిన తారీఖు, పైమ ప్రకారమే బహుమతులు ఇవ్వబడతాయి. అట్లాస్ ఎస్సెన్స్ డైరెక్టర్లదే బహుమతుల యివ్వడములో తుది నిర్ణయము. దాని మీద ఏ ఉత్తరములూ వ్రాయ [illegible] కరింపబడవు.

ఇరవై చక్కని బహుమతులు

1. నిమానెమాలో యా. కె. అయిపోను ఉచితమైన టిక్కెట్లు
2. ఫిలిప్స్ రేడియో
3. సింగర్ కుట్టు మెషీను
4. అట్లాస్ జెంట్స్ సైకిలు
5. అట్లాస్ లేడీస్ సైకిలు
6. జెంట్స్ చేతిగడియారము
7. లేడీస్ చేతిగడియారము
8. పిల్లల సైకిలు
9. రెండు కంజీవరము చీరెలు
10. రెండు కాశ్మీర్ సిల్కు చీరెలు
11. ఒక సూటుకు సరిపడే టెర్లిన్ బట్ట
12. ఆడవారు కుట్టి ధరించుటకు నైలాను బట్ట
13. ప్రెషర్ కుక్కర్
14. ఎలెక్ట్రిక్ ఐరన్
15. పార్కర్ పెన్
16. టీ సెట్
17. ఎలెక్ట్రిక్ టేబుల్ ల్యాంప్
18. పన్నెండు గాజు గ్లాసులు
19. ఎలెక్ట్రిక్ యిస్త్రీ పెట్టె
20. ఒక సూట్ కేస్

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Narlamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808461

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార నియుక్తులగు ఏజంట్ల ద్వారా ప్రదేశాలకు	రు. న.	పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలకు	7—00	7—90
6 నెలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

శాస్త్రజ్ఞుల సందేహం

హైదరాబాదు, ఫిబ్రవరి 15:- దక్షిణభారతంలో ఇటీవల కనుపించిన మంట అమెరికన్ ఉపగ్రహమైన "ఒకటవ ఎకో" గాని; పత్రికలలో ఎక్కువగా ప్రచారంచేయబడిన "సోవియెట్ స్పుత్నిక్" కాదని, త్రిమాస్ తో చూచిన కొందరు పరిశీలకులు అంటున్నారు. ఆ పరిశీలకులు శ్రీ టి. పి. కె. మీనన్ ప్రభృతులు. వీరు ఎకో ఉపగ్రహ ప్రయోగం జరిగిన 1960 ఆగస్టు 13 తేదీనుంచికూడా దాని భ్రమణకక్ష్యలను కనిపెడుతున్నారు.

సంపుటి: 26 సంచిక: 46 ★ విజయవాడ 17-2-1961 శుక్రవారం ★ 8 పేజీలు వెల: 7 నయాపైసలు

"కాంగోనుంచి సమితి వైదొలిగితే భయంకర విపత్తు తప్పదు"

భారతప్రధాని నెహ్రూ ప్రకటనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రకటన

ప్రస్తుత పరిస్థితులలో తాను రాజీనామా చేయడం అసంభవమని హామర్‌షెల్డ్ వివరణ

భద్రతాసంఘ కార్యాలయ ప్రాంగణంలో నీగ్రోల ప్రదర్శనలు: సంఘర్షణలలో 21 మందికి గాయాలు

మిత్రరాజ్యసమితి, న్యూయార్క్, ఫిబ్రవరి 16:— ప్రెసిడెంట్ కెన్నెడీ నిన్నరాత్రి ఒక పత్రికావిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, సమితి కాంగోనుంచి వైదొలిగితే విపత్తు తప్పదన్న ప్రధాని నెహ్రూ వైఖరిని తాను గట్టిగా ఆమోదిస్తున్నానని అన్నారు.

శ్రీ హామర్‌షెల్డ్ సమితి సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా నివ్వాలని కోరుతూ సోవియట్ యూనియన్ చేసిన అభ్యర్థనను ఆయన నిన్న భద్రతాసంఘంలో నిరాకరించారు.

నిన్న ఉదయం భద్రతాసంఘం కార్యాలయ ప్రాంగణంలో అమెరికా నీగ్రోల ప్రదర్శనల ఫలితంగా జరిగిన సంఘర్షణలలో మొత్తం 21 మంది గాయపడినట్లు తెలియవస్తున్నది.

అమెరికా ప్రెసిడెంటు శ్రీ కెన్నెడీ నేడ ఒక పత్రికా [illegible] సమావేశంలో మాట్లా[illegible] సమితి వైదొలిగితే, ఆదేశానికి విపత్తు తప్పదన్న నెహ్రూవైఖరిని తాను పూర్తిగా ఆమోదిస్తున్నానని అన్నారు.

కాంగోలో శాంతిని పరిరక్షించాలంటే సమితి అక్కడ ఉండితీరవలసిన అవసరం ఉన్నదని శ్రీ కెన్నెడీ అన్నారు.

సమితి ఒక్కటే శరణ్యమని కూడా శ్రీ కెన్నెడీ వివరించారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు: "కాంగోలో జరిగే ఎట్టి ఏకపక్షచర్యనైనా ఎదుర్కొనడం సమితికర్తవ్యం. సమితిసభ్యులందరి కర్తవ్యం; అమెరికాకర్తవ్యంకూడా. ఏ రాజ్యం స్వతంత్రించి కాంగోవ్యవహారంలో జోక్యంచేసుకొన దానికి యత్నించినా అమెరికా, సమితి సభ్యత్వ రాజ్యాలూ అట్టిచర్యను ఎదుర్కొనితీరాలి.

కాంగో ఆంతరంగిక వ్యవహారాలలో విదేశాల జోక్యం నాకు తీవ్రమైన ఆందోళన కలిగజేస్తున్నది.

"ఏ రాజ్యంకాని, తనకు తానై స్వతంత్రించి కాంగో ఆంతరంగికవ్యవహారాలలో జోక్యం కలుగజేసుకునేటంత బాధ్యతారహితమైన, ప్రమాదకరమైన చర్య కైకొనగలదని అంటే నేను విశ్వసించలేకుండా ఉన్నాను. ఒకవేళ అట్టి విపత్కరపరిస్థితే కనుక సంభవిస్తే, ఆ చర్యను అమెరికా నిరసిస్తుందని అనడానికి సందేహం ఎంతమాత్రం లేదు.

కాంగో తరఫున అధికారపూర్వకంగా ఏమైనా మాట్లాడగల వ్యక్తి ఒకే ఒక డున్నాడని అమెరికా భావిస్తున్నది. అతడు ప్రెసిడెంట్ కసావుబూ. జనరల్ అసెంబ్లీలో కాంగో ప్రతినిధిగా అతడిని అత్యధికసంఖ్యాకులు ఎన్నుకొనడం జరిగింది.

"ప్రెసిడెంట్ కసావుబూ ప్రభుత్వాన్ని విస్తరించే విషయం చట్టబద్ధమైనదనే నేను భావిస్తున్నాను. ఈ విషయంపై లియోపాల్డ్‌విల్లీలోను, న్యూయార్కులోను చర్చలు కూడా సాగుతున్నవి.

"ప్రెసిడెంట్ కసావుబూ ప్రభుత్వాన్ని తప్ప, కాంగోలోని ఇతర ముఠాలను ప్రభుత్వాల క్రింద గుర్తిస్తే అందువల్ల దేశంలో మరింత గందరగోళం ఏర్పడి, కాంగో సమస్యను మరింత విషమం చేసినట్లు కాగలదు."

కాంగో విషయంలోను, సమితి సెక్రటరి జనరల్ విషయంలోను మాస్కోవైఖరిపై తన అభిప్రాయం తెలుపవలసిందిగా పత్రికా విలేఖరులు ప్రశ్నించగా శ్రీ కెన్నెడీ ఇలా అన్నారు:

"ఈ విషయంపై నేను తగు జాగ్రత్తతో చేసిన నా ప్రకటనకు కట్టుబడి ఉంటాను. అమెరికా రష్యాల సంబంధాలు శాంతియుత మార్గాలలో పెంపొందింపవలెనని నేను అభిలషిస్తున్నాను."

శ్రీ కృశ్చేవ్ సమితికి వచ్చినట్లయితే, తాను శ్రీ కృశ్చేవ్ సమావేశం కాగలరా అని విలేఖరులు ప్రశ్నించగా, అందుకు సమాధానమిస్తూ శ్రీ కెన్నెడీ ఇలా అన్నారు:

"ప్రస్తుతం అట్టి సమావేశానికి ఏ విధమైన సన్నాహాలు జరగలేదు. శ్రీ కృశ్చేవ్ సమితికి హాజరయ్యే ఏర్పాట్లనుగూర్చికూడా నే నేమీ విని ఉండలేదు."

హామర్‌షెల్డ్ ప్రకటన

తాను సమితి సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా నివ్వాలని కోరుతూ సోవియెట్ యూనియన్ చేసిన అభ్యర్థనను త్రోసివేస్తూ శ్రీ డాగ్ హామర్‌షెల్డ్ ఇలా అన్నారు:

"మలాంటి పరిస్థితులలో భద్రతాసంఘంలోని అగ్రరాజ్యాలు ఈ కోరికను కోరివుంటే, నేను అందుకు అంగీకరించి ఉండేవాణ్ని. కాని, ఇప్పుడు నేను సమితి సెక్రటరీ జనరల్ పదవికి

(మిగతా 8 వ పేజీలో)

శాస్త్రం: కళ

హైదరాబాద్, ఫిబ్రవరి 16:— ఒకప్పుడు గృహ నిర్వహణశాస్త్రాన్ని బోధించే కళాశాల సందర్శించాను. పాకశాస్త్రంలో ఆరితేరిన విద్యార్థినులు వండారు కొన్నిపదార్థాలు రుచిచూడవలసింది గా నన్ను కోరారు. ఆకలితో ఉన్నా గనుక వాటిని రుచి చూచాను. లేనిచో వాటిని తినేవాడినే కాదు. పాకశాస్త్రానికి సంబంధించిన సూత్రాలు ఇక్కడ నేర్చుకుంటారు కాని అనువుగా వంట అత్తలు నేర్పుతారు" అని సికింద్రాబాద్ కళాశాలలో మాట్లాడుతూ నిన్న ఆర్థిక మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి చమత్కరించారు.

గిజెంగా ప్రభుత్వానికి మరి నాలుగుదేశాల పరిగణన

జకార్తా, ఫిబ్రవరి 16:— పాట్రిస్ లుముంబాకు కుడిభుజంగా పనిచేసిన ఆంటోని గిజెంగా నాయకత్వాన స్టాన్లీవిల్లీలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కాంగోకు శాసనబద్ధ ప్రభుత్వంగా తాము గుర్తిస్తున్నట్లు ఇండోనేసియా, మొరాకో, క్యూబా ప్రభుత్వాలు నేడు ప్రకటించాయి.

స్టాన్లీవిల్లీ ప్రభుత్వాన్ని తాము కూడా పరిగణిస్తున్నామని అల్జీరియా తాత్కాలిక ప్రభుత్వం నేడు ప్రకటించింది.

దీనితో గిజెంగా ప్రభుత్వాన్ని గుర్తిస్తున్న రాజ్యాల సంఖ్య దాదాపు 12 వరకు పెరిగింది.

యుగోస్లేవియా, అరబ్ రిపబ్లిక్, ఘనా, గినియాదేశాలు స్టాన్లీవిల్లీ ప్రభుత్వాన్ని ఇదివరకే గుర్తించాయి.

క్రమంగా స్టాన్లీవిల్లీ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్న రాజ్యాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గిజెంగా ప్రభుత్వానికి అవసరమైన సహాయాన్ని అందజేయగలమని సోవియెట్ యూనియన్ యిదివరకే ప్రకటించింది.

గిజెంగా ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నామని ఇండోనేసియా విదేశాంగమంత్రి డాక్టర్ సుబాండ్రియో ప్రకటించారు. కాంగోలో లుముంబా హత్యకు కారకులయిన వారిని సమితి శిక్షించడంలేదని ఈవిధంగా తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేక పోతున్నదని ఆయన అన్నారు.

కాంగోనుండి తన సైన్యాలను ఉపసంహరించడానికి ఇండోనేసియా నిర్ణయించుకొన్న విషయం తెలిసినదే.

ఘనా సూచన

కాంగో ప్రెసిడెంట్ కసావుబూ, సర్వసేనాని కర్నల్ మొబుటూ, కాటంగా అధ్యక్షుడు షొంబీ, ఈ ముగ్గురను నిర్బంధించి యుద్ధ నేరస్థులుగా విచారించాలని ఘనా ప్రెసిడెంట్ క్వామే ఎన్క్రుమా సమితి కార్యదర్శి హామర్‌షెల్డ్‌కు పంపిన సందేశంలో సూచించారని తెలుస్తున్నది.

గినియానుండి సమితి నిపుణుల బహిష్కరణ

సమితి, న్యూయార్క్, ఫిబ్రవరి 16:— లుముంబా హత్యకు నిరసనగా తమ దేశంలోని సమితి నిపుణులను వెంటనే ఉపసంహరించు కోవాలని గినియా ప్రభుత్వం హామర్‌షెల్డ్‌ను కోరింది.

పాట్రిస్ లుముంబా హత్యకు హామర్‌షెల్డ్‌పై ఎక్కువ బాధ్యత కలదని గినియా అధ్యక్షుడు సెకూటోరే తన సందేశంలో ఆరోపించాడు.

సమితి ప్రవర్తనకు నిరసనగా హామర్‌షెల్డ్ పంపిన నిపుణులను అందరిని దేశంనుండి పంపివేయాలని తాము నిశ్చయించుకొన్నట్లు గినియా అధ్యక్షుడు ప్రకటించారు.

"సమితి స్వరూపంలో మార్పులు అవసరం"

మాలీ ప్రకటన

పారిస్, ఫిబ్రవరి 16:— సమితి స్వరూపంలో, విధానాలలో తీవ్రమైన మార్పులు రానిదే, ఆఫ్రికన్ జాతీయ ప్రభుత్వాలకు మిత్రరాజ్యసమితిలో ఇకమీదట పరిపూర్ణ విశ్వాసం ఉండబోదని మాలీ రిపబ్లిక్ ప్రధాని మాదిబోకైటా నేడు ప్రకటించారు.

షొంబీ, కసావుబూ, మొబుటూ విద్రోహచర్యల ఫలితంగానే పాట్రిస్ లుముంబా మృతిచెందలేదని, సమితి తన కార్యక్రమాన్ని అమలు జరపడంలో కుట్రితవైఖరి అవలంబించిన ఫలితంగానే ఈ హత్య జరిగిందని మాలీ ప్రధాని ఆరోపించారు.

స్టాన్లీవిల్లీ ప్రభుత్వంతో సహకరించ గలమని మాలీ ప్రధాని ఒక సందేశాన్ని పంపారు.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

బాబూజీ



"మీకు ఎంతసేపూ కాంగో, లావోస్ వ్యవహారాలేనా! జీవన వ్యయం ఎంత పెరుగుతున్నదో ఒక్కక్షణమైనా ఆలోచించరేం?"

వంశధార ప్రాజెక్టుకు నేరడి (శ్రీకాకుళంజిల్లా) వద్ద ఈనెల 11 వ తేదీని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య శంకుస్థాపన చేసినప్పటి చిత్రం. ఈ ఉత్సవానికి మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు అధ్యక్షత వహించారు.

కెన్నెడీ, కృశ్చేవ్ [illegible] చర్చలకు అవకాశాలు

కాంగో సంఘటనలతో పూర్తిగా సన్నగిల్లిపోయినట్లు వాషింగ్టన్ వర్గాల భావన

('ఆంధ్రప్రభ'కు ప్రత్యేకం) వాషింగ్టన్, ఫిబ్రవరి 16:— కెన్నెడీ అధికారానికి వచ్చినతరువాత తొలిరోజులలో అమెరికా రష్యా సంబంధాలలో కానవచ్చిన సామరస్యధోరణికి కాంగో సంఘటనలతో తీవ్ర విఘాతం గలిగింది.

దీనితో ప్రెసిడెంట్ కెన్నెడీ, సోవియెట్ ప్రధాని కృశ్చేవ్‌ల మధ్య సమావేశం జరిగే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి.

కెన్నెడీ అధికారంలోకి వచ్చిన అనంతరం అమెరికా రష్యా సంబంధాలలో కొంత మార్పు కలిగింది రెండు దేశాలమధ్య సత్సంబంధాలు నెలకొనుచున్న ఈ సమయంలో హఠాత్తుగా లుముంబా దారుణ హత్య జరుగుటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

కాంగో అంతరంగిక వ్యవహారాలలో రష్యా జోక్యం కలిగించుకొనరాదని ప్రెసిడెంట్ కెన్నెడీ తీవ్రంగా హెచ్చరించారు. కాంగోలో రష్యా తనంతటతానే జోక్యంకలిగించుకునే పక్షంలో ప్రమాదపరిస్థితులు ఏర్పడగలవని టెలివిజన్ ప్రసంగములో స్పష్టం చేశారు. కాంగోనుండి సమితి సైన్యాన్ని తొలగించడానికి జరిగే ప్రయత్నాలను తాము పూర్తిగా వ్యతిరేకించగలమని సమితి విధానాలను తాము పూర్తిగా బలపరచగలమనీ కెన్నెడీ స్పష్టం చేశారు.

వచ్చే నెలలో జరిగే జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కృశ్చేవ్ స్వయంగా హాజరు కాగలరని కొందరు భావిస్తున్నారు. కానీ లుముంబా దారుణ హత్యతో రెండుదేశాలమధ్య సంబంధాలు బెడిసి కొట్టడం, పరస్పరం ఆరోపణలు, దూషణలు జరుగుతున్న ఈ సమయంలో కెన్నెడీ, కృశ్చేవ్‌ల సమావేశానికి అవకాశాలు లేకుండా పోయాయి.

కానీ కృశ్చేవ్ న్యూయార్క్‌కు రావడమంటూ జరిగితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కెన్నెడీని ఆయన కలుసుకోవటం మాత్రం ఖాయం.

కెన్నెడీ ప్రభుత్వం నెలకొన్న మూడువారాల అనంతరం, మొట్టమొదటిసారిగా అమెరికా, రష్యాలు రెండు అత్యంత ప్రమాదభరితమయిన కాంగోసమస్యపై ముఖాముఖి ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కాంగో వ్యవహారంలో రష్యా స్వయంగా జోక్యం కలిగించుకుంటే అమెరికా మిన్నకుండజాలదని ప్రెసిడెంట్ కెన్నెడీ గతరాత్రి హెచ్చరిక చేశారు.

ప్రపంచ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించటమే తమ అభిమతమని కృశ్చేవ్ పదేపదే చేస్తున్న ప్రకటనలు ఎంతవరకు నిజాయితీతో కూడుకొన్నవో కాంగో వ్యవహారంవల్ల రుజువు కాగలదని ఆయన అన్నారు.

మూడువారాలుగా అమెరికా రష్యా సంబంధాలలో బయటకు కొంత మార్పు కనుపించినప్పటికీ దీనివల్ల ప్రపంచానికి ఎక్కువ మేలు జరుగగలదని ఆశించటం తగదని కెన్నెడీ సలహాదారులు సూచించారని తెలుస్తున్నది.

లుముంబా దారుణహత్యావార్త తెలిసినవెంటనే సోవియట్ యూనియన్ తనంతట తానే చర్యలు తీసుకునే అవకాశంకలదని భయసందేహాలు ప్రారంభంలో వెలిబుచ్చారు. కానీ ఆసియా, ఆఫ్రికా రాజ్యాల అభిప్రాయాలకు విరుద్ధంగా రష్యా ప్రవర్తించదని పరిశీలకులు భావిస్తున్నారు. ఏమయిన

[మిగతా 3 వ పేజీలో]

ప్రాణం మీదికి తెచ్చిన పరిహాసం

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 16:— కీర్తిశేషుడైన లుముంబాను లులువా బోర్డులో ఒక బెల్జియన్ పౌరుడు, ఒక పోర్చుగీస్ పౌరుడు పరిహసించబోగా అందులో ఒకనిని లుముంబా పక్షంవారు కాల్చి చంపారని, రెండవ వ్యక్తిని గాయపరిచారని మిత్రరాజ్య సమితి ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

లుముంబా పక్షంవారు కాల్పులు జరిపినప్పుడు వీరిద్దరూ ఒక హోటల్ లోని పానశాలలో పేకాట ఆడుతున్నారు.

శ్రీ లుముంబా మరణానికి మూడు రోజులపాటు సంతాపాన్ని పాటించవలసిందని స్టాన్లీవిల్లీ, కివూ రాష్ట్రాలలో అధికారులు ప్రకటించారు. స్వీయభద్రతను కోరి ఎవరి ఇళ్లలో వారు వుండవలసిందని యూరపియన్‌లను వారు కోరారు.

శ్వేతపత్ర పరిశీలనకు ప్రత్యేక ఉపసంఘం

తెలంగాణా ప్రాంతీయసంఘంచే ఏర్పాటు

(ఆంధ్రప్రభ విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 16:— రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రాన్ని పరిశీలించి, వారం రోజులలో నివేదికను సమర్పించడానికి డాక్టర్ చెన్నారెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఒక ఉపసంఘాన్ని తెలంగాణా ప్రాంతీయ సంఘం ఏర్పాటుచేసింది.

ఉపసంఘం సమర్పించే నివేదికను మార్చి 6, 7, 8 తేదీలలో తెలంగాణా ప్రాంతీయసంఘం సమావేశమై పరిశీలిస్తుంది.

డాక్టర్ చెన్నారెడ్డికాక ఉపసంఘంలోని ఇతర సభ్యుల పేర్లివి. శ్రీ గోపాలరావు ఎక్బోటే, శ్రీ పి. వి. నరసింహారావు, శ్రీ రావి నారాయణరెడ్డి, శ్రీ బద్దం ఎల్లారెడ్డి, శ్రీమతి షాజహాన్ బేగమ్.

ఈరోజు తెలంగాణా ప్రాంతీయసంఘం సభ్యులు సమావేశమై ఒకగంటసేపు శ్వేతపత్రాన్ని పరిశీలించారు.

సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి ప్రభుత్వ వైఖరిని వివరించారు. ద్వితీయ ప్రణాళిక కాలంలో మిగిలిపోయిన 21 కోట్ల రూపాయలను మాత్రమే కాకుండా, ప్రభుత్వం అదనంగా తెలంగాణా అభివృద్ధి నిమిత్తం తృతీయ ప్రణాళికా కాలంలో ఖర్చుపెట్టగలదని శ్రీ రంగారెడ్డి పేర్కొన్నారు.

రిజర్వుబ్యాంకునుండి కొద్ది సంవత్సరాలుగా ఖాతానుమించి వాడుకొన్న 13 కోట్ల రూపాయలను చెల్లించడానికి ముందుముందు కొద్ది సంవత్సరాలవరకు ప్రతి బడ్జెట్‌లోను కొంత మొత్తం కేటాయించగలదని శ్రీ కె. వి. రంగారెడ్డి వెల్లడించారు.

ద్వితీయ ప్రణాళికా కాలంలో తెలంగాణాకు కేటాయించిన ప్రణాళిక మొత్తంలో మిగులు తేలిన 21 కోట్ల రూపాయలను వెంటనే తెలంగాణానిధులలోకి కలిపివేయాలని కొందరుసభ్యులు సూచించారు.

డాక్టర్ చెన్నారెడ్డి ప్రతిపాదన మేరకు ఆరుగురు సభ్యులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడానికి నిశ్చయించారు.

ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలోని వివరాలను పరిశీలించి, నివేదికను సమర్పించాలని వీరిని ఆదేశించారు.

డాక్టర్ వి. ఎస్. కృష్ణ అస్తమయం

హృద్రోగంవల్ల హఠాన్మరణం

ఢిల్లీ, ఫిబ్రవరి 16:— యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ చైర్మన్ డాక్టర్ వి. ఎస్. కృష్ణగారు ఈ ఉదయం ఇక్కడ కేంద్ర విద్యామంత్రి గదిలో ఒక సమావేశంలో పాల్గొంటూఉండగా, హృద్రోగంవల్ల మరణించారని తెలియజేయుటకు విచారిస్తున్నాము.

డాక్టర్ కృష్ణ ఈ కొత్తపదవిని జనవరి 14 న స్వీకరించారు. అంతకుపూర్వం ఆంధ్ర యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌గా ఉండేవారు.

డాక్టర్ కృష్ణగారి జీవితం విశ్వవిద్యాలయాల జీవితంతో దాదాపు ముప్పై ఏళ్లుగా అంకెపడి ఉంది. ఇటువంటిది చాలా అరుదైన విషయం.

డాక్టర్ సి. ఆర్. రెడ్డి, డాక్టర్ రాధాకృష్ణన్‌లు ఆంధ్రవిశ్వకళాపరిషత్తును రూపొందించారని అనవలసి వస్తే, ఆ విశ్వకళా పరిషత్తు డాక్టర్ కృష్ణను సృష్టించిందనవచ్చు. వారు గత పదకొండు సంవత్సరాలలో తమశక్తినంతను దేకుండా ఆ సంస్థను అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఆసియాలోకల్లా ఒక ప్రధాన సంస్థగా ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రూపొందడా[illegible]

వీరు 1902 అక్టోబరు 8 వ తేదిన జన్మించారు. గుంటూరులో విద్యాభ్యాసం చేసిన తర్వాత, మెట్రిక్యులేషన్ పరీక్షకై లండన్ వెళ్లారు. లండన్ నుండి ఆక్సుఫర్డ్ వెళ్లి అక్కడ "మోడరన్ గ్రేట్స్" స్కూలులో చేరి, పట్టభద్రులైనారు. ఆక్సుఫర్డ్‌లో ఉండగానే స్కాలర్‌షిప్‌కు గట్టిపునాదులు వేసుకున్నారు. వారి ప్రతిభ అనేక మందిని ఆకర్షించింది.

ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత, ఇంపీరియల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ప్రొబేషనర్‌గా చేరారు. తర్వాత బొబ్బిలి రాజాకు ఆంతరంగిక కార్యదర్శి అయారు. 1932 లో ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ లెక్చరర్‌గా ప్రవేశించారు. ఉన్నత విద్యాభ్యాసానికి వియన్నాకు వెళ్లారు. అక్కడ సుభాసుచంద్రబోసుతో సన్నిహిత పరిచయం ఏర్పడింది. డాక్టరేట్ బిరుదు పొందారు.

తిరిగి వాల్తేర్‌కు వచ్చిన తర్వాత, ఎకనామిక్సు డిపార్టుమెంటులో రీడర్ అయారు. 1936—42 సంవత్సరాలకు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఎన్నికైనారు. 1947 ఏప్రిల్‌లో డాక్టర్ కృష్ణ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్‌గా నియోగించ బడ్డారు, 1949 ప్రారంభంలో కొన్ని నెలలపాటు వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డిగారు వైస్ ఛాన్సలర్ పదవిని విరమించడం జరిగింది. ఆ స్థానంలో డాక్టర్ కృష్ణ అత్యధిక మెజారిటీతో వైస్ ఛాన్సలర్‌గా ఎన్నికైనారు. 1949 డిసెంబర్ 8 వ తేదీన చార్జీ పుచ్చుకున్నారు.

మహా కావ్యాలంటే వారికి ఎంతో అభిరుచి. స్థిరత్వం, సమత్వం, సమైక్యత, వంటి సుగుణ సంపత్తిని ఎంతగానో ప్రేమించేవారు. ఇటీవల వారు యూనివర్సిటీ లైబ్రరీ అభివృద్ధికై ఎంతో కృషిచేశారు. మంచి పుస్తకాలంటే, వాటిని సేకరించడమంటే ఎంతో ఆసక్తి. ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ వారి చేతులలో పెరిగి పెద్దదైంది.

రాధాకృష్ణన్, మొదలియార్ కమిషన్ రిపోర్టుల సిఫారసులు యూనివర్సిటీ విద్య పునర్వ్యవస్థీకరణకు వారి నాయకత్వాన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం జరిగింది.

నాలుగేళ్ల క్రితం అమెరికన్ విశ్వ విద్యాలయాలను సందర్శించి వచ్చారు. పరిపాలనా నిర్వహణను ఎంతో వాకపక్యంగా చేసేవారు. కీ. శే. డాక్టర్ సి. ఆర్. రెడ్డి వారిని అజాతశత్రువు అని పిలిచారంటే ఆశ్చర్యం ఏమీ కనిపించదు.

డాక్టర్ దేశ్‌ముఖ్ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ చైర్మన్ పదవినుండి విరమించగానే, డాక్టర్ కృష్ణను ఆపదవికి నియమించారు.

డాక్టర్ కృష్ణ మరణవార్తను వెంటనే ఆయన భార్యకు తెలియజేశారు. సెక్రటేరియట్ భవనం వద్దకు ఉపాధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్, రక్షణశాఖ కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డి, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి శ్రీ హుమయూన్ కబీర్ వచ్చి డాక్టర్ కృష్ణ భౌతిక కాయాన్ని దర్శించారు.

ఆతరువాత డాక్టర్ కృష్ణ భౌతిక కాయాన్ని ఢిల్లీలో ఆయన ప్రస్తుతం ఉంటున్న భవనానికి చేర్చారు.

సంతాపసూచకంగా యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ కార్యాలయాన్ని మూసివేశారు.

డాక్టర్ కృష్ణ హఠాన్మరణం తనకెంతో విచారం గలిగించినదని కేంద్ర విద్యామంత్రి శ్రీమాలి ప్రకటించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధ్యక్షుడుగా డాక్టర్ కృష్ణ నియామకాన్ని అందరు హర్షించారని, ఆయన అన్నారు.

కొన్ని అందరు హర్షించారని, ఆయన అన్నారు.

"డాక్టర్ కృష్ణ ప్రముఖ విద్యావేత్త, ఆయన మరణం దేశానికి పెద్ద నష్టం గలిగించింది" అని శ్రీమాలి అన్నారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో డాక్టర్ కృష్ణ చాలకాలంనుండి సభ్యుడుగా ఉంటున్నారు. 1957 అంతర విశ్వవిద్యాలయాల బోర్డుకు అధ్యక్షుడుగా ఉన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ సంతాపం

డాక్టర్ కృష్ణ హఠాన్మరణవార్త ఆంధ్ర యూనివర్సిటీ అధ్యాపకులకు విద్యార్థులకు తీరని సంతాపం కలిగించింది. 11 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ కృష్ణ చేసిన అమూల్య సేవకు విశ్వవిద్యాలయం అధ్యాపకులు, కార్యాలయోద్యోగులు జోహార్లు అర్పిస్తూ తీర్మానించారు.

హైదరాబాదు కార్పొరేషన్ డాక్టర్ కృష్ణ మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ తీర్మానించింది. బడ్జెట్ ప్రతిపాదనలు హైదరాబాదు కార్పొరేషన్ సభ్యులు చర్చిస్తున్న సమయంలో డాక్టర్ కృష్ణ వార్త అందింది. వెంటనే సంతాపసూచకంగా రెండు నిమిషాలు పాటు సభ్యులు లేచి నిలుచున్నారు. ఆతరువాత సమావేశాన్ని వాయిదావేశారు.

గుంటూరులోని స్వగ్రామమైన పెదపాలెంలో అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతున్నాయి. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి డాక్టర్ కృష్ణ భౌతిక దేహాన్ని విమానంలో కొనివస్తారు అక్కడనుండి పెదపాలెం గ్రామానికి తీసికొని పోతారు.

రైతు రాజ్యం
(5 వ పేజీలో)

దుర్గాపూర్‌కు ఎలిజబెత్ రాణి రాక

దుర్గాపూర్, ఫిబ్రవరి—16 పాకిస్తాన్‌లో పక్షంరోజులపాటు పర్యటించిన అనంతరం తిరిగి భారతదేశంలో తమ పర్యటనను కొనసాగించే నిమిత్తం బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ నేటి మధ్యాహ్నం ఢాకానుంచి విమానంలో ఇక్కడకు చేరారు. ఎడింబరో ప్రభువు అస్సాంలోని తేయాకు తోటలనుతిలకించడానికై ఢాకానుంచి జోర్హాట్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి రేపు మధ్యాహ్నం రాణిని కలకత్తాలో కలుసుకొంటారు.

పానాఘర్‌కు రాక

పానాఘర్, ఫిబ్రవరి—16 బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ నేటిమధ్యాహ్నం ఇక్కడకు విచ్చేశారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శ్రీ ఆర్. ఆర్. గుప్త ఆమెకు స్వాగతం చెప్పారు. అనంతరం ఆమె దుర్గాపూర్‌కు బయలుదేరి వెళ్లారు.

అంబికా జవ్వాజి బత్తి.
ఎల్లప్పుడు క్యాటిజువే సెంటు. మనోహరం సెంటు. వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రాడక్ట్సు (రిజిష్టర్డు) ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

ప్రకటన

రామవరప్పాడులో మాకపుతా స్టీల్ ప్రాడక్ట్సు ఫ్యాక్టరీలో మేనేజింగు చీఫ్ ఇంజనీరుగా ఉన్న శ్రీ వి. ఎస్. ఆర్. శాస్త్రి 24-10-60 నుంచి శెలవుమీద ఉండి 10-2-61 తేదీ నుంచి తన ఉద్యోగానికి రాజీనామాయిచ్చినారు. అందువల్ల ఆయనవల్ల చేయబడే వ్యవహారములు మమ్ము బంధింపవు.

ప్రొప్రయిటర్సు: ఇండియన్ కాపర్సు అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, 95, బ్రాడ్వే, మద్రాసు-1

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మెట్రిక్యులేట్లు కావలెను

కర్నూలు గ్రేడు, రు. 125+10+250 వివరములకు బాక్సు నెం. 208 ఎం. ఆంధ్రప్రభ మద్రాసు-2.

ప్రకటన

సోంపేట డి. మునసబు కోర్టులో
ఒయస్. 284-60 ఐ.ఎ. 751-60

బత్తిని రామమూర్తి వగైరా వాదులు
బత్తిని సన్యాసి వగైరా ప్రతివాదులు

ఈ నెంబరు వాదులు సెక్కలి తా. యిట్టవడా గ్రామం అందరు రైతుల తరఫున యీ నెంబరు వాదు నడిపించుటకు పెర్మిషను కోరకుపెట్టిన పైటీషనుకు అక్షేపణలున్న యెడల 21-2-61 తేదీ యీ కోర్టులో తెలియపరచుకోవలెను.

కె. వెంకటరావు, వాదుల తర్పు ప్లీడరు.

టెండర్లు

పిడుగురాళ్ల పంచాయతీ సమితి

పిడుగురాళ్ల పంచాయతీ సమితి ఏరియాలోని ప్రాథమిక వైద్య కేంద్రములకు షుమారు రు8000-ల విలువచేయు కొయ్య, స్టీలుసామానులు సరఫరాచేయుటకుగాను 28-2-61 తేదీ సాయంత్రము 4-00 వరకు సీలుచేసిన టెండర్లు పంచాయతీ సమితిబ్లాకు డెవలప్మెంట్ ఆఫీసరుగారిచే తీసికొనబడును.

పిడుగురాళ్ల పంచాయతీ సమితి శెక్కుకు, గురజాల సబ్ ట్రెజరీలోగాని, సమితి ఆఫీసులోగాని రూ. 2-00 జమకట్టి, టెండరు ఫారము టెండరు కండిషన్లు పొందవచ్చును. సప్లయి చేయవలసిన సామానుల వివరములు టెండరు ఫారముతో జతపరచబడును.

వి. మాధవరావు,
బ్లాకు డెవలప్మెంట్ ఆఫీసరు

వేలం నోటీసు

ఈమని పంచాయతీసమితి

ఈమనిపంచాయతీ సమితి ఏరియాలోగలయీ క్రింద వివరింపబడిన రేవుల సుంకము వసూలు చేయుహక్కుల వేలము యీమని పంచాయతీ సమితి కార్యాలయములో డి. 20-3-61 తేదీన ఉదయం, 10 గంటలనుండి బ్లాక్ డెవలప్మెంటు ఆఫీసరువారిచే వేలుబడును.

జిల్లా : గుంటూరు.
తాలూకా : తెనాలి.
గ్రామంపేరు, రేవుపేరు: 1. మున్నంగి 2. వల్లభాపురం 3. గొడవర్రు.

వివరములకు, షరతులకు గుంటూరుజిల్లా గెజిట్టులో చూడవచ్చును.

(సం) యమ్. లింగేశ్వరరావు,
బ్లాక్ డెవలప్మెంటు ఆఫీసరు.

ప్రకటన

కేంద్ర మరియు మైసూరు సర్కారుల వుత్తరవు ప్రకారము జరిగే జనాభా సేకరణలో వీరశైవు లందరూ, తమ ధర్మమును 'లింగాయత' లేక 'వీరశైవ' అని మాత్రమే వ్రాయించండి. మీ తెగలుగాని వృత్తులుగాని వ్రాయవద్దు.

అ. భా. శివానుభవ సంస్థ,
శ్రీ మురుఘా మఠ, ధారవాడ.

విజయవాడలో రథోత్సవం

లక్షమంది సందర్శన

విజయవాడ, ఫిబ్రవరి 15:—

ప్రతియేడు శివరాత్రికి ఇక్కడ జరిగే పాత బూజుపేటలో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర, శ్రీ దుర్గామల్లేశ్వర, శ్రీ వసంత మల్లేశ్వర, శ్రీ భద్రకాళీ వీరభద్రస్వామివార్ల రథోత్సవం నేటి సాయంత్రం అతివైభవంగా జరిగింది. ఒకలక్షమందికి పైగా ఈ తిరునాలలో పాల్గొన్నారు. శివరాత్రికి వచ్చిన చుట్టుప్రక్కల గ్రామాదుల ప్రజలు ఈ ఉత్సవంలో ఎక్కువగా పాల్గొన్నారు. రథం నాలుగు గంటలకు బయలుదేరి పాత టెలిగ్రాఫ్ కార్యాలయం వరకూ వచ్చి అక్కడ కొంచెంసేపు నిలిచి తిరిగి ఆరు గంటలకు యథాస్థానం చేరుకుంది. ఆలయ నిర్వాహకులు, పోలీసులు, స్కౌటు బాలురు తక్కువ యేర్పాట్లు చేశారు. శ్రీ మాజేటి సర్వేశ్వరరావు పుష్పాలంకారం నిర్వహించారు. రథోత్సవ నిర్వాహకులైన శ్రీ కన్యకా పరమేశ్వరీ అన్నసత్రం కమిటీ తరపున సహాయ కార్యదర్శి శ్రీ జయన వీరరాఘవరావు పాల్గొన్నారు.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ విదియ
1961 ఫిబ్రవరి 17, శుక్రవారం
విదియ ఉ. 7-31 తదియ తె. 4-42 వరకు
పూ. భా. ప. 2-31 వరకు
వర్జ్యం రా. 11-29 నుండి 12-58 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 17, శుక్రవారం

రైల్వే బడ్జెట్

భారత రైల్వేమంత్రి శ్రీ జగజీవనరాం 1961-62 సంవత్సరానికి తయారుచేసిన బడ్జెట్‌లో గమనించదగిన మొదటి విశేషం, రైలురేట్లను దాదాపు యథాతథంగానే ఉంచివేయడం. రైలుమీద చిన్నచిన్న రవాణాలను వీలైనంతవరకు నిరుత్సాహపరచడానికి మాత్రం వాటిపై సర్చార్జి కొంత పెంచబడింది. ఆ లక్ష్యంతోనే కొద్ది కొద్ది దూరాలకుపంపే బొగ్గు రవాణా రేట్లను సైతం కొంచెంగా పెంచ నిశ్చయించారు.

సరకు రవాణాల విషయంలో ఇప్పుడున్న యిబ్బందినిబట్టి, ఇలా చెయ్యడం తప్పనిసరి అనే చెప్పవలసి ఉంటుంది. ఈ చిన్న చిన్న రవాణాలు సాధ్యమైనంతవరకు ఇతర మార్గాలద్వారా జరిగేటట్టు చెయ్యడమే శ్రేయస్కరం. అయితే, ఆ ఇతర మార్గాలు తగినంతగా అభివృద్ధి చెందని సందర్భాల్లో మాత్రం ఈ హెచ్చింపు కొంత కష్టదాయకమే అవుతుంది.

1961-62లో రైల్వేల మొత్తం ఆదాయం రు 499 కోట్లలో ఖర్చులు రు 413 కోట్లు పోను నికరాదాయం రు 86 కోట్లుగా అంచనా వేయబడింది. దీనిలో జనరల్ రెవెన్యూ ఖాతాకు ఇచ్చేది రు 65 కోట్లు. ప్రయాణీకుల చార్జీలపై వసూలుచేసే పన్నుకు బదులుగా ఇచ్చేది రు 12½ కోట్లు తీసివేస్తే బడ్జెటులో తేలుతున్న మిగులు రు 8½ కోట్లు.

రైల్వేల ఆదాయం-ప్రయాణీకులవలనగాని సరకురవాణాల వలనగాని-ఆయేటికంటే ఆయేడు పెరుగుతూ ఉన్నది. తగిన వసతులు కల్పించినకొద్దీ ఈ పద్దు లింకా పెరుగుతా యనడానికి సందేహంలేదు. కాని, ఈ జరుగుతూఉన్న సంవత్సరపు అనుభవాన్నిబట్టి చూస్తే, ముఖ్యంగా సరకురవాణాలకు వసతులు కల్పించే విషయంలో రైల్వే అధికారులు బాగా వెనుకబడుతున్నారనే చెప్పాలి. ఈ సంవత్సరానికి సరకు రవాణాలవలన ఆదాయం బడ్జెట్ అంచనాకంటె రు. 12 కోట్లు తగ్గడానికి ఏమిటి కారణం? తగినన్ని వాగనులు సప్లయి చెయ్యలేకపోవడమే ననేది కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. దేశంలో బొగ్గుఉత్పత్తి కావలసినంతగా ఉండికూడా వివిధ పరిశ్రమలు బొగ్గుకొరతచే ఇటీవల పెక్కు కడగండ్లపాలు గావడం ఇందువలననే.

వాగన్ల ఉత్పత్తిని ఇకనైనా విశేషంగా పెంచగలిగితే తప్ప దేశాభివృద్ధికి దీటైన రవాణా సౌకర్యాలు కల్పించినట్టు కానేరదు. దీనితోపాటుగా, ప్రయాణీకుల బండ్ల సంఖ్యనుసైతం తగినంతగా పెంచవలసి ఉన్నది. ప్రయాణీకుల ప్రయాణాలు పెరుగుతూ ఉన్నవి. అందుమూలంగా రైల్వేల ఆదాయం పెరుగుతూ ఉన్నది. కాని, ప్రయాణీకులు సుఖంగా ప్రయాణం చెయ్యడానికి మాత్రం నోచుకోలేకపోతున్నారు. ఇందుకు ముఖ్యకారణం తగినన్ని బండ్లు తగిలించకపోవడమే.

కొన్నిచోట్లరైళ్ళల్లోఎక్కడమే దుర్ఘటమైపోతున్నది. నిలబడేందుకైనా చోటుదొరకని పరిస్థితులలో కూర్చోడానికి ఇక తావెక్కడ! ఏయే రైళ్లలో ఈ రద్దీ ఎక్కువగా వుంటున్నదో కనిపెట్టి, ప్రయాణీకుల బండ్లను అధికారులు పెంచడం అత్యంతావశ్యకం. దీనికి ఇంతవరకూ వారు తగినశ్రద్ధ చూపుతున్నట్లు కనిపించదు.

కొన్ని కొన్ని ముఖ్య స్టేషన్లలో ప్రత్యేకంగా కోచీలను తగిలించినందువలన ప్రయాణీకులకెంతో వసతి కల్పించినట్లవుతుంది. ఉదాహరణకు, మద్రాసు మెయిలుకు విజయవాడ వంటి ముఖ్యకేంద్రాలలో ఒక స్పెషల్ కోచి ఎందుకు తగిలించకూడదు? విపరీతమైన ఆ త్రొక్కిసలాట ఎంతో తగ్గిపోతుందికదా!

ఆంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్ల జంటమార్గాలు వేసే ప్రయత్నం యథావిధిగా కొనసాగిపోతూ ఉండడం సంతోషించదగ్గదే. కృష్ణవంతెనపై జంటమార్గం రైళ్ళ రాకపోకలకెంతో వెసులుబాటు కల్పించే మాట నిశ్చయం. మెయిలును గుంటూరుమీదుగా మళ్లించడం కోసం తగిన సన్నాహాలు జరుగుతూ ఉండడంకూడా మెచ్చతగినదే. కాని, ఇదేరీతిగా, కాకినాడమీదుగా మళ్ళించే ప్రయత్నానికికూడా రైల్వేఅధికారులు వెంటనే పూనుకోవడం అవసరం. కాకినాడ ప్రాముఖ్యాన్నిగురించి, ఇపుడు ప్రత్యేకించి వివరించవలసిన పని లేదు.

ప్రధానంగా జంటరైలుమార్గాలనే తప్ప, క్రొత్త రైలుమార్గాలను ఆంధ్రప్రాంతంలో సంకల్పించేధోరణి రైల్వే అధికారులలో కనిపించడంలేదు. విశాఖపట్నం - క్రొత్తగూడెం, ఒంగోలు-హైదరాబాదు మార్గాల వంటివాని నిర్మాణం ఎప్పటికీ తీరని కోరికలుగా నిలిచిపోవలసినదేనా? వీని నిర్మాణానికి త్వరలో తగిన పూర్వ సన్నాహాలు జరిగేటట్టు మన ఆంధ్ర ప్రభుత్వం పట్టుదలతో కృషి చెయ్యడం అవసరం. లేనియెడల వీటిని తలపెట్టేనాథుడులేకుండా ఏండ్లూ పూండ్లూ ఇలా గడచి పోతూనే ఉంటాయి.

డా. కృష్ణ హఠాన్మరణం

యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి శ్రీ కృష్ణ హఠాన్మరణంవల్ల ఆంధ్రరాష్ట్రమేగాక, యావద్భారత దేశమే విద్యాశాఖలో, విశ్వవిద్యాలయ వ్యవహారాలలో విశేషప్రజ్ఞావంతునీ,అనుభవజ్ఞునీ కోల్పోయిం దనడం అతిశయోక్తి కాదు.

అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపాలుగా, యూనివర్సిటీ రిజిస్ట్రారుగా, 11 సంవత్సరాలు వైసు-ఛాన్సలరుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంతో సుదీర్ఘకాలం సన్నిహిత సంబంధం కలిగిన డాక్టర్ కృష్ణ ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ అధ్యక్షపదవికి నియమించబడినారని విన్నప్పుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనసేవలను కోల్పోతున్నదేనన్న విచారంతోపాటు, అశేష భారతావనికి ఒక ప్రముఖ విద్యావేత్త అనుభవ పరిజ్ఞానాలు లభిస్తున్నాయనే సంతోషం కూడా జనించింది.

కాని, ఇంతలోనే ఈ సంతోషం కాస్తా అంతరించి, విచారమొక్కటే మిగులుతుందన్న మాటను మేము కలలోనైనా అనుకోలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్. సి. ఆర్. రెడ్డి వంటి ధీమంతులు వదలిపెట్టివెళ్లిన వైస్ ఛాన్సలరు పదవిని అంత చక్కగా పూరించి, యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌లో డాక్టర్ భట్నాగర్, డాక్టర్ దేశ్‌ముఖ్‌ల వంటి సుప్రసిద్ధులు నిర్వహించిన అధ్యక్షపదవికి మెరుగులు దిద్దగలరని ఆశించినంతలోనే పూర్తిగా 60 ఏళ్ల వయస్సు నిండకముందే హృద్రోగంవల్ల శ్రీ శ్రీకృష్ణగారు అకాలమృత్యువు వాత బడడం విధివిధానంగాక మరేమనవచ్చు!

డాక్టర్ కృష్ణ కుటుంబానికి సానుభూతిని అందజేస్తూ, కీర్తిశేషుని ఆత్మశాంతికై ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము.

"మనం ఉభయులం సహకరిస్తే ప్రపంచశాంతి తథ్యం"

కెన్నెడీకి కృశ్చేవ్ సందేశం

మాస్కో, ఫిబ్రవరి 15:—

నిరాయుధీకరణ సమస్య పరిష్కారం ముఖ్యంగా అమెరికా రష్యాలపై, పరస్పర సహకారంపై ఆధారపడి ఉన్నదని ప్రపంచరాజ్యాలలో ప్రతి ఒక్కరూ అంగీకరించినారనీ, అందుచేత తాము ఉభయులు ఈ విషయంపై ఒక ఒప్పందానికి వచ్చినట్లవుతే ఆట్టి ఒప్పందం ప్రపంచ ప్రజలందరికీ అత్యధిక సంతోషదాయకం కాగలదనీ సోవియెట్ ప్రధాని శ్రీ నికిటా కృశ్చేవ్, అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెన్నెడీకి ఒక సందేశం పంపినట్టు టాస్ వార్తాసంస్థ నేడు తెలియజేసింది.

పారిస్‌లో ఆఫ్రికన్ విద్యార్థుల ప్రదర్శనలు

పారిస్, ఫిబ్రవరి 15:—

ఆఫ్రికన్ విద్యార్థుల ఫ్రెంచి జాతీయ సమాఖ్య ఆదేశాన్ని పురస్కరించుకుని 500 మంది ఆఫ్రికన్ విద్యార్థులు శ్రీ లుముంబా హత్యపట్ల నిరసన ప్రకటిస్తూ ఇక్కడ బెల్జియం రాయబార కార్యాలయభవనం ఎదుట ప్రదర్శనలు సాగించారు. 'సామ్రాజ్యవాద హంతకులు నశించాలి', 'హామర్స్క్‌జోల్డ్ రాజీనామా ఇవ్వాలి', 'అమరజీవి లుముంబాకు జోహార్లు' అని వారు నినాదాలు చేశారు.

మహబూబాబాద్, ఫిబ్రవరి 16:—

స్థానిక జిల్లాపరిషత్ బహుళార్థక పాఠశాల విద్యార్థులు వరంగల్ జిల్లా అంతర్ పాఠశాల టోర్నమెంట్సులో పాల్గొని విజయోత్సాహంతో వచ్చారు. 12 వ తరగతి చదువుతున్న శ్రీ ఎన్. మురళీధరరావు విజేతలలో ప్రథముడుగా వచ్చాడు. ఆతనికి 40 కి 33 పాయింట్లు లభించినవి. ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీ ఎం. మర్మాద్ ఫ్లైటెక్కులో ప్రథముడుగా వచ్చారు. ఇతర ఆటలలోకూడా వీరు అనేక విజయాలు సాధించారు. వరంగల్ నుంచి రాగానే విద్యార్థులు తమ విజయసూచనగా ఊరేగింపు జరిపారు.

సాలుకు 13 లక్షల టన్నుల ఎరువులు అవసరం

వ్యవసాయశాఖ జాయంట్ డైరెక్టర్ శ్రీ టి. వి. రెడ్డి ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 16:—

భారతదేశ ధాన్యాగారమైన ఆంధ్రప్రదేశ్ అవసరాలకు సాలీనా పదమూడులక్షల టన్నుల ఎరువులు కావాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ టి. వి. రెడ్డి ఇవాళ ఇక్కడ పత్రికా విలేఖరుల సమావేశంలో స్పష్టపరిచారు.

1960-61 లో రైతులకు 2,79,500 టన్నుల ఎరువులు పంచిపెట్టా లనుకున్నాము. దాని భారతప్రభుత్వం 44.6 శాతం మాత్రం కేటాయించింది. ఇంతవరకు 29 శాతం మాత్రం అందాయి. ఈ సంవత్సరం మరీ అధ్వాన్నంగా ఉంది. ఇంతక్రితం కేటాయించిన మొత్తంలో 50 లేక 60 శాతం వరకు చేరుతూ ఉండేవి. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి ప్రధానం గనుక ఇంకో 40 శాతం ఈ సంవత్సరాంతంలోపల రావచ్చు ననుకుంటున్నాము" అని శ్రీ రెడ్డి చెప్పారు.

ఈలోగా భారతప్రభుత్వం పదివేల టన్నులు ప్రత్యేకంగా కేటాయిస్తానని వాగ్దానం చేసిందనీ, ఇందులో అయిదువేల టన్నులు అప్పుడే సరఫరా చేసిందనీ శ్రీ రెడ్డి తెలియజేశారు.

1961-62 లో 2,23,500 టన్నుల ఎరువులను రాష్ట్రప్రభుత్వం పంచా లనుకుంటున్నదనీ, ఈ మొత్తం క్రమంగా పెరిగి తృతీయ ప్రణాళికలో ఆఖరి సంవత్సరానికి ఏడు లక్షల టన్నులు కాగలదనీ చెప్పారు.

శ్రీ రెడ్డి ఇటీవల ఢిల్లీవెళ్ళివచ్చారు. ప్రణాళికా సంఘాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ కోరుతున్న ఎరువులను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తానని ప్రణాళికాసంఘం వాగ్దానం చేసిందని శ్రీ రెడ్డి తెలియజేశారు.

సరిహద్దుల కూడలిస్థానం

ఢిల్లీ, ఫిబ్రవరి 15:—

ఇండియా,బర్మా, చైనా సరిహద్దుల కూడలి స్థానంగా బర్మా, చైనాల సరిహద్దు ఒడంబడిక ద్వారా జతపరచబడిన వ్యూహంలోని తప్పు నిరూపణ ఇండియా ప్రాదేశిక హక్కులకు భిన్నంగా వున్నందున ప్రభుత్వం ఆ నిరూపణలను గుర్తించబోదని ప్రధాని శ్రీ నెహ్రూ నేడు నఫీదా అహ్మద్ సతి ప్రశ్నకు లోక్‌సభలో సమాధాన మిచ్చారు.

ఈ ఒడంబడికతో జతపరచిన వ్యూహంలో సూచించబడిన విధంగా కూడలి స్థానంనుండి పూకరోమాలోగాక తౌతుకాకు మూడువేల కజలని కూడా ఆయన అన్నారు.

సమావేశానికి రాని కారణం తెలుపండి

లక్నో, ఫిబ్రవరి15:—

రాష్ట్రశాసనసభల సంయుక్త, సమావేశంలో హాజరు కానందుకు కారణాలు తెలుపవలసిందిగా కోరుతూ మాజీముఖ్యమంత్రి డాక్టర్‌సంపూర్ణానంద్‌కు, మాజీమంత్రులు శ్రీ కమలాపతి త్రిపాఠి శ్రీ రాజేరాంవర్మలకు యు. పి. ముఖ్యమంత్రి శ్రీ గుప్తా లేఖలు వ్రాశారు.

వారు ఏకారణాలచేత ఏపరిస్థితులలో హాజరుకాలేక పోయినది తెలుపవలసిందిగా కోరటమే ఈ లేఖ ఉద్దేశమని శ్రీ గుప్తా పి. టి. ఐ.విలేఖరికి చెప్పారు.

పార్టీ నాయకుడుగా తాను పార్టీ సభ్యుల ఇబ్బందులను కనుగొనవలసి ఉన్నదనీ, సభ్యులకు ఇబ్బందులేవైనా ఉంటే వారు వాటినివెల్లడించటానికి పార్టీయే తగిన వేదిక అనికూడ శ్రీ గుప్తా అన్నారు.

కొత్త కాలువల నిర్మాణ వ్యయం

పాకిస్తాన్‌కు వస్తురూపంలో చెల్లింపు విషయమై చర్చ

ఢిల్లీ, ఫిబ్రవరి 15:—

ఇండియా, పాకిస్తాన్ల మధ్య జరిగిన సింధుజలాల ఒడంబడిక ఫలితంగా పాకిస్తాన్ వేరే పశ్చిమ కాలువలు త్రవ్వుకొనడానికయ్యే ఖర్చును వస్తురూపేణా చెల్లించడం విషయమై చర్చ జరుగుతున్నదని కేంద్ర ఇరిగేషన్ విద్యుచ్ఛక్తి శాఖ ఉపమంత్రి శ్రీ జైసుఖ్‌లాల్‌హాథీ నేడు లోక్‌సభలో పేర్కొన్నారు.

శ్రీ రఘునాథసింగ్, తదితరులు అడిగిన ప్రశ్నలకుజవాబిస్తూ,ఈసందర్భంలో పాకిస్తాన్‌కు ఇండియా చెల్లించవలసిన 83 కోట్ల రూపాయలు పది వాయిదాలలో చెల్లించడానికి జరిగిన ఒప్పందాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 14 వ తేదీని ఇండియా ప్రభుత్వం మొదటి వాయిదా మొత్తం పాకిస్తాన్‌కు రొఖ పూర్వకంగా చెల్లించిందని కూడా ఉపమంత్రి వివరించారు.

చైనాతో సమష్టి సరిహద్దు చర్చకు పాకిస్తాన్ యత్నం

అంతర్యం వివరణకు ఎన్నిసార్లుకోరినా కరాచీ జవాబివ్వనేలేదని లోకసభలో ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 16:—

తమ "సమష్టి సరిహద్దుల" విషయమై చైనాతో సంప్రతించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాల అంతర్యాన్ని స్పష్టీకరించవలసినదిగా ఇండియాప్రభుత్వం ఎన్నిసార్లు కోరినప్పటికీ పాకిస్తాన్ యింతవరకు జవాబీయలేదని విదేశాంగ ఉపమంత్రి శ్రీమతి లక్ష్మీమీనన్ నేడు రాజ్యసభలో పేర్కొన్నారు.

శ్రీ నిరంజన్‌సింగ్ ప్రశ్నకు జవాబిస్తూ చైనా — పాకిస్తాన్ సరిహద్దు నిర్ణయించవలసిందన్న పాకిస్తాన్ కోరికను చైనా సూత్రప్రాయంగా అంగీకరించిందంటూ పాకిస్తాన్ విదేశాంగమంత్రి చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని, ఆంతర్యాన్ని వివరించవలసినదిగా కరాచీలోని ఇండియా హైకమిషనర్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారని శ్రీమతి లక్ష్మీమీనన్ వివరించారు.

ఈ సందర్భంలో ఇరకియా చైనాతో కూడా ఏవైనా సంప్రతింపులు జరిపిందా అని శ్రీ జస్వంత్‌సింగ్ ప్రశ్నించారు.

"చైనానుకూడా ప్రశ్నించాము. పాకిస్తాన్ ప్రభుత్వం వైఖరి, ఈ ప్రశ్న అడిగిన సభ్యుని వైఖరికి చాలా భిన్నమైనది. పాకిస్తాన్ ప్రభుత్వం సంజాయిషీ కోరి ప్రయోజనం లేదు. వారి అభిప్రాయాలు (కాశ్మీరు విషయంలో) వేరు. ఈ సమస్యను మొత్తంమీద వారు పరిశీలించే దృక్పథమే వేరు" అని ప్రధాని శ్రీ నెహ్రూ సమాధానమిచ్చారు.

లేఖలు

గుంటూరు-పెదనందిపాడు కాల్వ వ్యవహారం

ఆర్యా,

గుంటూరు పెదనందిపాడు కాల్వ పథకము మూడవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో చేర్చి కొంత సొమ్మును ఆంధ్రప్రభుత్వము కేటాయించినట్లు పత్రికలలో వెలువడిన వార్తలను బట్టి తమ కృషి ఫలించినదని ఆ ప్రాంతపు ప్రజలు సంతసించుచున్నారు. కాని ఆ రైతుల హామీ పత్రముల నివ్వవలయునని, ముందుగనే అభివృద్ధి పన్ను చెల్లించవలసియున్నదని, ఇందును గురించి కొన్ని సభలో కొన్ని మెలికలు వేయవలసి యున్నదని తత్పత్రికలలోనే వెలువడిన వార్తల వల్ల ప్రజలలో కొన్ని సందేహములు పొడముచున్నవి. అభివృద్ధి పన్ను కాల్వ ప్రవహించు అన్ని గ్రామములలోని అందరు రైతులం చెల్లించవలయునా? లేక ఎవరి భూములు ఆయకట్టులో చేర్చ బడునో వారే ఆ భూములకు మాత్రమే కట్టవలయునా? ఎకరమున కెంత, ఎప్పుడు, ఎవరికి కట్టవలసియున్నది? కొన్ని గ్రామములలో కొంత భూమి వాణిజ్య పంటలక్కు కేటాయింపబడినదిగదా? ఆ భూములకు కూడ కట్టవలయునా? ఈ హామీ పత్రములెందుకు? ఈ కాల్వవలన ఉపయోగముపొందు రైతులనిషాద క్రొత్తబాధ్యతలు ఏమైన మోపబడునా? ముఖ్యముగ కాల్వత్రవ్వకము పని యెప్పుడు మొదలు పెట్టెదరు? మొదలు పెట్టినయెడల రైతులు ఎట్టిప్రకారము చెల్లించ వలసిన అభివృద్ధి పన్ను చెల్లించుటకు సంకోచించరు? కాని అంతదనుక రైతు లందరు హామీ పత్రములు ముందుగ అభివృద్ధి పన్ను ఇచ్చెదరనుకొనుట వాస్తవ పరిస్థితులకు భిన్నముగ నుండును. ఏది ఎట్లుండినను ప్రజలలో కలుగుచున్న సందేహములు తొలగించుటకు ప్రభుత్వము ఈ పథకమును గురించి తాము వలంబింపదలచిన విధానము ఇదమిత్థమని తెల్పి పత్రికా ముఖమున ప్రజలకు తెలియజేయుట ఉచితము.

ఇట్లు,
తవ్వా రంగారెడ్డి, గుంటూరు.

దేశోద్ధారకుని కంచు విగ్రహప్రతిష్ఠ ఆవశ్యకత

ఆర్యా,

ఆంధ్ర ప్రజాజీవమునకు, సాంస్కృతికమునను, వైజ్ఞానికముగను, రాజకీయముగను, అవిరత గౌరవము సేవచేసి, ఆంధ్రులకు మహోపకారమొనర్చి, ఆంధ్రావనియశః కీర్తులు, నలుదిశల వ్యాపింప జేసిన, కీః శేః దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు, ఆంధ్ర జాతికి, చిరు రజేయులు, పూజ్యాలయునుట అతిశయోక్తి కాజాలదు.

శ్రీ పంతులుగారు, కృష్ణాజిల్లా, యలకుర్రు గ్రామంలో జన్మించి, మచిలీపట్నం,చెన్నపట్టణములయందు, విద్యనేర్చి, బొంబాయిలో వ్యాపారమును, పత్రికానిర్వహణమును ప్రారంభించి మద్రాసులో స్థిరపడినను, ఆంధ్రాభిమానమును పీడక, విజయవాడయందు, శ్రీ దుర్గావిలాస్‌ను, శ్రీ దుర్గాకళామందిరమును, నెలకొల్పిరి. తమ ప్రజాసేవ కార్యక్రమమునకు, విజయవాడను ప్రధాన కార్యస్థానముగా చేసుకొనిరి.

జాతీయోద్యమమునకును, ఆంధ్రాభ్యుదయ స్ఫూర్తికిని, నిరంతరకృషి సల్పిన, శ్రీ పంతులుగారి పూర్తిసైజు కంచు విగ్రహమును, విజయవాడలోని, శ్రీ దుర్గావిలాస్ యెదుట,(గాంధీనగరంలో ఏలూరు కాల్వ వంతెనవద్ద) నెలకొల్పుట,విజయవాడ పౌరులయొక్కయు, ఆంధ్రప్రజానీకము యొక్కయు, ముఖ్య కర్తవ్యమై యున్నది. ఈ కంచు విగ్రహ ప్రతిష్ఠ వలన, ఆంధ్రులు తమ్ము తాము గౌరవించుకొనుటయు,యిట్టి మహత్తర త్యాగధనునియొక్క నిజరూపాన్ని, భావితరమువారి కందజేసి, వారితో దేశభక్తి, త్యాగము, మొదలగు, సద్గుణములు కల్గుటకు అవకాశము కల్గించిన వారగుదురు.

గాన, శ్రీ దేశోద్ధారకుని పూర్తి సైజు కంచు విగ్రహప్రతిష్ఠాపనకై, వెంటనే పూనుకొన గలందులకు, ఆంధ్రమహాజనులను కోరు చున్నాను.

ఇట్లు,
గోనేళ్ల వెంకటేశ్వర్లు, విజయవాడ.

కేరళలో వివిధ బ్యాంకుల విలీనం

రాజ్యసభలో శ్రీమతి తారకేశ్వరిసిన్హా వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:—

కేరళలోని కొట్టాయం ఓరియంట్ బ్యాంక్, ది బ్యాంక్ ఆఫ్ న్యూ ఇండియా, ది సిరియా మిడ్‌లాండ్ బ్యాంక్, వెనదు బ్యాంకులను సాధ్యమైనంత త్వరలో విలీనం చేసి ఒకకొత్త సంస్థను రూపొందించడానికి ప్రతిపాదించబడిందని కేంద్ర ఆర్థికశాఖ ఉపమంత్రి శ్రీమతి తారకేశ్వరీ సిన్హా నేడు రాజ్యసభలో తెలియ జేశారు. తిరువాన్కూరు ఫార్వర్డ్ బ్యాంకును, మరొక బ్యాంక్‌తోను, బ్యాంక్ ఆఫ్ కేరళను కెనరా బ్యాంకుతోను విలీనం చేసే విషయంకూడా ఆలోచనలో వున్నదని, ఇక మిగిలివున్న కాథలిక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్తు త్వరలోనే నిర్ణయమవుతుందని ఆమె చెప్పారు.

అధునాతనపద్ధతులలో కరెన్సీనోట్ల ముద్రణ

దొంగనోట్లు ముద్రించే అవకాశం లేకుండా అత్యంత అధునాతనమైన పద్ధతులలో కరెన్సీ నోట్లను ముద్రించే విధానాలను పరిశీలించే నిమిత్తం భారత ప్రభుత్వం ఇద్దరు అధికారులను విదేశాలకు పంపుతున్నదని ఆర్థిక శాఖ ఉపమంత్రి శ్రీ బి. ఆర్. భగత్ నేడు రాజ్యసభలో తెలియజేశారు.

ఢిల్లీలో అణు విద్యుత్కేంద్రం

ఢిల్లీ, ఫిబ్రవరి 16:—

ఢిల్లీలో అణు విద్యుదుత్పాదక కేంద్రం ఏర్పాటును గురించి ఇండియాప్రభుత్వం యోచిస్తున్నదని భారతప్రభుత్వ విదేశాంగ ఉపమంత్రిణి శ్రీమతి లక్ష్మీమీనన్ నేడు రాజ్యసభలో శ్రీ నవాబ్‌సింగ్ చౌహాన్ ప్రశ్నకు జవాబిచ్చారు.

బంగారుకోనలో వెన్నెలపూలు

'నిద్ర'—

నిద్ర మానవుడి కెంతో భద్రత సమకూరుస్తుంది — శాంతి నిస్తుంది. . .

నిత్యజీవితపు హద్దులు దాటి, ప్రొద్దులు మరచి నిద్రాదేవి ఒడిలో విశ్రాంతి ననుభవించడంకన్నా ఈ లోకంలో మానవుడు పొందగలిగిన ఆనందం ఏం వుంటుంది ?. . .

నిద్ర బంగారుకోన. . . కలలు అందులో పూచే వెన్నెల పూలు. . . అలాటి నిద్రను కోరని వాళ్లెవ రుంటారు ?. . .

పిల్లలకు నిద్ర ఎంతో బలం. అందువల్ల తల్లులు లాలించి నిద్రపుచ్చుతారు. దీనికిగాను ఎన్నో జోలపాటలు వెలిశాయి. . . అవి పిల్లలకు అర్థం కాకపోయినా, ఆ గానంలోగల మాధుర్యానికి చిరుత హృదయాలు 'చిచ్చి' ననుభవించి నిద్రపోతాయి. నిజానికి జోలపాటల్లో జాలితరంగాలు పసివారికి ఎంతో మేలు చేస్తాయి. . .

నిద్రకు-పెద్దపులి విరహం

పసితనంలో, బాధ్యతా రహితమైన హృదయాల విట్టే ఆకర్షించే నిద్ర — వయస్సు వచ్చినకొద్దీ తప్పుకొంటుంది — తక్కువవుతుంది. పూర్వకాలంలో అయితే — కొంచెం వయస్సువచ్చి వలపులో పడ్డవాళ్లకు 'నిద్ర కరిగి' పోయేది. . .

"జొన్న చేనుకాడ
చిన్ని పడుచును చూచి
నిన్నపొద్దు నుంచి నిద్రలేదు"

—అని ఒక జానపద నాయకుని గగ్గోలు పడటం —

"నీ రూపు చూశాడు.
నిలువు గుడ్డకాడు. . .
నిద్ర లేని రేలు
ఎన్నెన్ని పేలో —

—అని ఒక నాయకుని గూర్చి, నాయికతో చెలికత్తె చెప్పడం. . .

విరహంతో క్రుంగిపోయే సత్యభామకు వెన్నెకత్రతో విసురుతుంటే —

"ఏల పీతురమ్మ నాకు." అని నిద్రరాక బాధపడటం — ఇలాంటి వృత్తాంతాలెన్నో తెలును...

రాత్రి పది గంటలకు
రైలుబండి మోతలకు
నిద్రలేచి చూస్తినే,
దారికేసి చూస్తినే —

—అని ఒక నాయిక, హఠాత్తుగా లేచి, ఆశతో దిక్కులు చూడటం—

"కాని కాని నాకు
కళ్లు కాయలు కాచె
వేచి వేచి యుండ
తెల్లారె భళ్లుమని"—

—అని ఒక నాయిక అనడం. ఏ ఏ అన్నీ విరహం నిద్రను పెద్దపులిలాగా వచ్చి మింగివేయడమనే సత్యానికి సంబంధించినవే.

భయం-నిద్రా!

ఒకప్పుడు భయంతో కూడా మనిషికి నిద్ర పట్టదు. చాలామంది దొంగల భయంవల్ల కళ్లు మూతలు పడవు సరిగదా — కోడి కూసేవరకు గుండెలు పింగ్‌పాంగ్ ఆట ఆడుతూనేవుంటాయి.

ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మాటల ధోరణిలో "ఇటునైపున ఎలాగైనా దొంగతనాలు హెచ్చుగానే వున్నాయి" అంటే చాలు — ఇక ఆ రాత్రంతా వులిక్కిపడుతూనే వుంటారు.

శత్రు భయం కూడా నిద్రను దూరం చేస్తుంది. ఎప్పుడొచ్చి మీదపడతాడోననే భయంతో వారికి కళ్లు మూతలు పడవు. ఎదుటివాడు తనకన్నా బలవంతుడైనప్పుడే ఇలాటి బాధ సంభవిస్తుంది. . .

"నిద్దురరాదు సేనంకు, నీదగు పేరును విన్న — అవి వీరులతో చెప్పడం కూడా కద్దు. అప్పులో పడ్డవాడిక్కూడా నిద్రరాదు. అతనికి రాత్రి ఒక పీడకలగా మారిపోతుంది. . . .

ఎవరేది మాట్లాడినా, ఎక్కడే చప్పుడైనా తన ఋణదాత మాట్లాడుతున్నట్లు — అతడు నోరు తెరుచుకొని మీదకు వస్తున్నట్లు — తోస్తుందా జీవికి. . . . పదిపానులు పెట్టినా, ఎనిమిది రగ్గులుకప్పినా . . . పూల వుయ్యాలలో పెట్టి వూగించినా ఆ జీవికి ఒక కునుకురాదు. . .

రెప్పలకు రాళ్లు

కొందరికి నిద్ర పిలవకుండానే వచ్చి వాలుతుంది. కంటి రెప్పలకు బరువైన రాళ్ళు కట్టినట్లు పోతుంది. . . .

రంభ వచ్చి ఆడుతున్నా, తుంబురు వొచ్చి పాడుతున్నా. . . కొందరు రాత్రి భోజనం చెయ్యగానే కంచం దగ్గిర నుంచి లేచి మంచంమీద వాలవలసిందే! . . .

మల్లెలు తెచ్చి మంచంమీద పోసినా వాసన చూడరు. . . . వెన్నెలొచ్చి పక్కనీడపడ్డా దాని సొగసు అనుభవించరు . . . మధురగానం వినిపిస్తున్నా — చెవియొగ్గరు, రగ్గు నాశ్రయించి, స్వర్గసుఖ మనుభవిస్తారు . . . .

ముల్లుచూచి మూర్ఛ

ఎప్పుడో కర్మంచాలక కొంచెం సేపు మాట్లాడినా, గడియారం ముల్లు వంక చూచి ఎక్కడవుంటే అక్కడే మూర్ఛపోతారు. భార్య ఆక్కడే తలక్రిందో దిండు పెట్టి, పైనో దుప్పటి కప్పి చక్కావస్తుంది.

మా బంధువుల్లో ఒకాయన వుండేవాడు. ఆయన రాత్రిపూట నిద్రపోయీ, పోయీ, కలవరించి, కలవరించి, మంచంమీద నుంచి క్రింద పడి, మళ్లీ ఆక్కడే హాయిగా నిద్రపోయేవాడు. తెల్లారి లేచి "రాత్రి నే నిక్కడే పడుకొన్నానా?" అని అడిగేవాడు.

"ఇక్కడ పడుకోవడ మేమిటి! వచ్చేలాగా మంచంమీదనుంచి క్రిందపడి ?" అంటే—

"ఆఁ నే పడటమేమిటి!. . . పడితే తెలియదూ!" అని దబాయించేవాడు. . .

వెనుకటికి ఇలాటివాళ్ళే ఒకళ్లే ఇంట్లో వుంచి తక్కినవారు వూరు వెళ్లొచ్చి వచ్చిందిట. వెడుతూ వెడుతూ "ఒరేయ్! కాస్త పెందరాళే లేచి, స్కూలుకి వెడుతూవుండు. . . బండనిద్రపోకు! మూడోరోజున ప్రొద్దునకల్లా తిరిగి వస్తాం" అని చెప్పారట—

"అలాగే లేస్తా. . . బడి పోగొట్టుకొంటానా? అంతగా అయితే అలారం పెట్టుకొంటా" నని ధీమాగా చెప్పాడట వాడు.

మీ కసలు రైలు అందలేదా!

మూడురోజులైంది. అంతా తిరిగి వచ్చారు. తలుపు వేసివుంది. బాదగా బాదగా లేచి తలుపు తీశాడు. వారంతా కనిపించారు. వెంటనే అతగాడు—

"ఇదేమిటి తిరిగొచ్చారు ? మీకసలు రైలు అందలేదా!" అని అడిగాడట . . .

"నీ బొంద రైలు అందకపోవడ మేమిటి ? మేం వూరెళ్లి తిరిగి వస్తుంటే — అసలు మేం వెళ్లినప్పటి నుంచీ నువ్వు నిద్రే పోతున్నావా ?" అని వాళ్లంతా తెల్లపోయి చూశారట.

"మీ రెల్లిం దివ్వాళేగా ?" అంటూ నిద్ర మత్తు సాగ్రొట్టు వెళ్లి క్యాంప్‌కాట్ నాశ్రయించాడట. . .

"ఊఁ" తర్వాత ఏమిటి?

చాలామంది మాట్లాడుతూ, మాట్లాడుతూనే నిద్రపోతూ వుంటారు.

"అదికాదు, మనం సాయంత్రం సినిమాకి వెడదామా ?. . .

"వూఁ . ."

"మొదటి ఆటయితేనే మంచిది. రెండో ఆటైతే నిద్రవస్తుందేమో. . ."

(కొంచెం ఆగి) "ఏమంటావు?. . . నిద్రా!. . . నీ యిల్లు బంగారంగానూ — రెండో ఆటకి నిద్ర వస్తుందను కొంటుంటే — ఇప్పుడే వచ్చిందేమే ? . . ."

(లేచి కళ్లు నులుపుకొని) "నిద్రా! నిద్రేమిటి! నే నెక్కడ నిద్రపోయాను. . . మీరేదో చెపుతున్నారుగదా అని వింటున్నా. . ."

"వింటున్నావు. ? నే నేం చెప్పానో చెప్పు మాద్దాం. . ."

"సినిమాకు వెడదా మన్నారుగా. . ."

"తర్వాత ?"

"తర్వాతేం వుందీ... నేను 'వూఁ' అన్నాను."

"'వూఁ' తర్వాత నే నడిగేది. . ."

"'వూఁ' తర్వాత ఇంకేం వుంది ?. . ."

"వూఁ తర్వాత లేకేంవుందీ — పెద్దమ్మ... నిద్ర పెద్దమ్మ!. . . ఇందుకే నిన్ను చూస్తే నాకు మంట. . . నిద్ర వస్తుంటే,చెప్పి అవతలకు పో అని అనేకమాట్లు చెప్పా. . . నా ఎదుటే సమాజ మొదలుపెడతావయ్యే. నే నంటే నీకు లక్ష్యం లేదు. మొన్న బంధువులొస్తే, పల్లాంత కళ్లు చేసుకొని తెల్లవార్లూ కూర్చోలా ?"

"నేను నిద్రెక్కడ పోయానండీ. . . అలా కేకలేస్తారు. . ."

"నువ్వు పోయింది నిద్రకాదూ, మరి దాన్నే మంటారు ? మత్తా!. లేకపోతే చిత్తా ?. . ."

—ఇలా సాగుతూ వుంటాయి పోట్లాటలు.

కొంగుపరుచుకొని గుర్రు

కొందరు ఇల్లాళ్లు అన్నం వడ్డిస్తూనే మధ్య మధ్య కొంగు పరుచుకొని గుర్రుకొడుతూ వుంటారు.

"ఇదుగో! నిన్నే నిద్రా! కాస్త నిమ్మకాయ ముక్క వేస్తావు ?. . ." అని ఆయన అరవడం జరుగుతూ వుంటుంది. ఒక్కొక్కప్పుడు ఆ కేకలక్కూడా లేవకపోతే — గ్లాసులో నీళ్లు ఆవిడ మీద విసరడం. . .

"వాన! వాన! డొడ్లో పడియా లున్నాయి" అని ఆవిడ పరుగెత్తడం జరుగుతూ వుంటుంది కూడా.

—రావూరు



కాస్త నిమ్మకాయ వేస్తావుటే! — ఆఁ! నిద్ర పోతున్నావా?....

కాంగో సమస్యపై

రష్యా, అమెరికా, పథకాలు

: x :

భద్రతా సంఘంలో ప్రతిపాదన

మిత్రరాజ్యసమితి (న్యూయార్క్), ఫిబ్రవరి 16 :— మిత్రరాజ్యసమితి భద్రతాసంఘం నిన్న సమావేశమైనప్పుడు కాంగోలో పరిస్థితిని సర్దుబాటుచేయడానికిగాను సోవియెట్ ప్రతినిధి వలేరియన్ జోరిన్, అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ వేర్వేరు పథకాలు ప్రతిపాదించారు. అనంతరం సమావేశం నేటి ఉదయం 5 గంటల 28 నిమిషాలనుంచి సాయంత్రం ఒంటిగంట (భారతీయకాలం) వరకు వాయిదా వేయబడింది.

కాంగో పరిస్థితిని సర్దుబాటు చేయడానికిగాను వరుసగా ఈ దిగువ చర్యలు తీసుకోవాలని భద్రతాసంఘంలో సోవియెట్ ప్రతినిధి శ్రీ వలేరియన్ జోరిన్ సూచించారు.

1. "బెల్జియన్ దురాక్రమణ"ను అణచివేయడం, ఆ దేశంపైన ఆంక్షలు విధించడం.
2. మొబుటూ — షోంబీ మూక "పెరస్ట్" చర్యలను అణచివేయడం.
3. "భద్రతాసంఘ నిర్ణయాలు అమలు జరగకుండా దీర్ఘకాలంగా అడ్డుపడుతూ వచ్చిన వ్యక్తి"ని— అనగా, ప్రస్తుతపు మిత్రరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌ను—తన పదవినుంచి తొలగించడం.
4. కాంగోలీస్ ప్రజలు తమ సమస్యలను తాము పరిష్కరించుకునేటందుకు వీలుగా అక్కడ సమితి చర్యలను ముగింప జేయడం.

అమెరికా ప్రతినిధి పథకం

అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ ఇవాళ భద్రతాసంఘంలో మాట్లాడుతూ ఐదు అంశాల పథకాన్ని ఒకదానిని ప్రతిపాదించారు. అవి:

1. మిత్రరాజ్యసమితి మినహాగా కాంగోలో బయటివారి జోక్యాన్ని తక్షణం ఆపడం. ఈ విధంగా జోక్యం కలిగించుకుంటున్న సైనిక బలాలను, వలంటీర్లను, వస్త్రాలను తక్షణం ఉపసంహరించడం.

ఇది బెల్జియమ్‌కు, ఓరియంటల్ రాష్ట్రంలో జోక్యం కలిగించు కుంటున్నవారికి కూడా అనువర్తిస్తుందని శ్రీ స్టీవెన్సన్ అన్నారు.

2. అంతర్యుద్ధాన్ని నివారించి పౌరులను, శరణార్థులను కాపాడడం.

ఈ విషయమై కాంగో "ప్రభుత్వాధినేత"తో సమితి అధికారులు తక్షణం సంప్రతింపులు ప్రారంభించాలని శ్రీ స్టీవెన్సన్ అన్నారు.

3. ఆయుధ విసర్జన, కాంగోలీస్ సాయుధ బలాల తగ్గింపు విషయంలోను, అవి రాజకీయాలలో జోక్యం కలిగించుకోకుండా వుండేటట్లు చేసే విషయంలోను శ్రీ హామర్‌షెల్డ్ తలపెట్టిన కార్యక్రమాన్ని అమెరికా బలపరుస్తుంది. ఈ చర్యలు అమలుజరపడానికి సంప్రతింపులు తక్షణం ప్రారంభించాలి.
4. శ్రీ లుముంబా ఏ పరిస్థితులలో మరణించాడో విచారించడానికిగాను విస్పష్టికమైన అంతర్జాతీయ దరియాప్తు సంఘాన్ని ఏర్పాటు చేయడం, స్టాన్లీవిల్లీలో వున్నవారితో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడం.
5. ప్రజలలో శాంతిభద్రతలుతిరిగి నెలకొనగానే కాంగో పార్లమెంటును తిరిగి సమావేశపరచడం.

కాంగోలో రాజకీయ సామరస్యపు అవసరాన్ని గురించి మాట్లాడుతూ, ప్రధానిజోసెఫ్ఇలియో ప్రభుత్వ స్థాపన సక్రమమార్గాన తీసుకున్న ఒక చర్యఅనీ, ఈ ప్రభుత్వంలో కొన్ని స్థానాలను ఖాళీగా వుంచడం ప్రోత్సాహకరంగా వున్నదనీ శ్రీ స్టీవెన్సన్ అన్నారు.

హామర్‌షెల్డ్‌కు నెహ్రూ హెచ్చరిక

కాంగోలో హంతకులు తమ బందిపోటు పద్ధతులను కొనసాగించుకోవచ్చే విధానాలతో ఇండియా సంబంధం కలిగివుండజాలదనీ, గట్టి చర్యలు తీసికొంటే తప్ప కాంగోలో సమితి చర్యలలో పాల్గొనడం కష్టమనీ ఇండియా ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ సమితి సెక్రెటరీ జనరల్ శ్రీహామర్ షెల్డ్‌కు ఒక లేఖ వ్రాశారు.

"నేను ఎంతో కలతచెంది ఈ లేఖను వ్రాస్తున్నాను. భారతీయులేగాక, ఇతరదేశాలలోని అనేకమందికూడా ఇంతగానూ కలతచెంది వున్నారని నేను విశ్వసిస్తున్నాను" అని శ్రీ నెహ్రూ తన లేఖలో తెలియ జేశారు.

లుముంబా హత్యకు బెల్జియం సంతాపం

రాజకీయ కారణాలను పురస్కరించుకుని ఏటువంటి హత్యజరగడానికైనా తన ప్రభుత్వం విముఖంగా వున్నదనీ, పాట్రిస్ లుముంబాహత్యకు, "అక్రమచర్యలకు" తన ప్రభుత్వం విచారిస్తున్నదనీ—భద్రతా సంఘంలో బెల్జియన్ ప్రతినిధి ఎమ్. వాల్టర్ లోర్డియన్ అన్నారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— నేడు రైల్వే బడ్జెట్టు ప్రతిపాదించబడిన పిమ్మట, పార్లమెంటు ఈ ఉభయ సభలు సూర్యగ్రహణం కారణంగా ఎట్టి చర్చ జరపకుండా రేపటికి వాయిదా వేయబడ్డాయి.

రాష్ట్రాలమధ్య గోధుమ రవాణా

నిర్బంధాల తొలగింపుపై కేంద్రం ఆలోచన

ఢిల్లీ, ఫిబ్రవరి 16:— గోధుమ సరఫరాలు అవిరళంగా కొనసాగుతూ వున్నందున రాష్ట్రాల మధ్య రవాణాపై అమలునగల నిర్బంధాలను తొలగించడం విషయమై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నదని భారతప్రభుత్వ ఆహార, వ్యవసాయ శాఖామంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ నేడు లోక్‌సభలో పేర్కొన్నారు.

దీనికి ముందు కేంద్ర ఆహార ఉపమంత్రి శ్రీ ఏ. ఎం. థామస్ శ్రీ ఇ. వి. కె. సంపత్ ప్రశ్నకు జవాబిస్తూ, పంజాబ్ ప్రభుత్వానికి తన మిగులు గోధుమను దేశంలోని ఏ ప్రాంతానికైనా ఎగుమతికి, ప్రయివేటు వ్యక్తులకు విక్రయించుకొనడానికి కేంద్రం అనుమతించిందని వివరించారు.

పంజాబు ప్రభుత్వం నుంచి గోధుమను ఖరీదు చెయ్యడానికి కేంద్రం సమ్మతించలేదనీ కూడా శ్రీ థామస్ అన్నారు.

పంజాబు ప్రభుత్వం 31,000 టన్నుల గోధుమను నిల్వలో వుంచుకొనదలచినట్లు తెలియజేసిందని, యిష్టమైతే ఇంకా ఎక్కువగా నిల్వవుంచుకోవచ్చుననీ కూడా శ్రీ థామస్ శ్రీ రణబీర్‌సింగ్ సర్వాదీ అడిగిన అనుబంధ ప్రశ్నకు జవాబిచ్చారు.

ఇండియాకు రష్యన్ హెలికాప్టర్ విమానాలు

మాస్కో ప్రతిపాదన

ఢిల్లీ, ఫిబ్రవరి 16:— సోవియెట్ ప్రభుత్వం రూపాయల రూపంలో ఖరీదు చెల్లింపునకు అంగీకరిస్తూ, విమానాలు, హెలికాప్టరులు ఇండియాకు సప్లయి చెయ్యడానికి ప్రతిపాదించిందని, ఈ సంగతి ఆటువంటి విమానాలను దిగుమతి చేసుకోదగు సంస్థలకు తెలియజేశామనీ కేంద్ర ప్రభుత్వ పౌర విమాన శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ అహమ్మద్ మొహియుద్దీన్ నేడు లోక్‌సభలో లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.

ఝాన్సీవద్ద ప్రమాదం

ముగ్గురికి గాయాలు

కాన్పూరు, ఫిబ్రవరి 16:— నిన్న ఉదయం ఝాన్సీవద్ద ఝాన్సీకివచ్చే ఎక్స్‌ప్రెసు గుడ్సుబండి అక్కడ నిలిచియున్న మరో గుడ్సుబండితో 'ఢీ' కొన్న కారణంగా ముగ్గురు రైల్వే ఉద్యోగులకు చిన్నగాయాలు తగిలినట్లు నేడు డివిజనల్ సూపరింటెండెంటు వద్దనుంచి వచ్చిన సమాచారంద్వారా తెలిసింది. ఈ ప్రమాదం కారణంగా అక్కడ విల్చియున్న గుడ్సు బండికి చెందిన ఆరు వ్యాగన్లు పట్టా తప్పినవి. 46 వేల రూపాయల నష్టం సంభవించింది. ఇరవైగంటల కాలం రాకపోకలు స్తంభించిన తర్వాత ఇప్పుడు తిరిగి యథాప్రకారం బండ్లు నడుస్తున్నాయి. దర్యాప్తు జరుగుతున్నది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— తృతీయ ప్రణాళికాకాలంలో ఇండియాకు యుగోస్లావియా ఇవ్వనున్న 19.05 కోట్ల రుణాన్ని ఏవిధంగా వినియోగించుకోవాలో ఉభయ దేశాల ప్రతినిధులు నిన్న యిక్కడ చర్చించారు. తిరిగి వీరు 16వ తేదీన సమావేశమవుతారు. యుగోస్లావియా ప్రతినిధివర్గం దేశంలోనిపారిశ్రామిక కేంద్రాలను సందర్శించి మార్చి 8వ తేదీన ఢిల్లీకి చేరుకొని తిరిగి సంభాషణలు ప్రారంభిస్తారు.



శ్రీ ముదిగంటి జగ్గన్నశాస్త్రిగారి 64 వ జన్మదినోత్సవ సందర్భమున సనాతనసంఘ అధ్యక్షులు శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌గారు శ్రీ శాస్త్రిగారిని సన్మానించుచున్నప్పటి చిత్రం.

"సమితి సమర్థవంతంగా వ్యవహరించాలి"

రాజ్యసభలో నెహ్రూ పునరుద్ఘాటన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 16:— సమితి కాంగోలో సమర్థవంతంగా వ్యవహరించిన పక్షంలోనే అక్కడ శాంతి పరిరక్షింపబడగలదని ప్రధాని నెహ్రూ నేడు రాజ్యసభలో పునరుద్ఘాటించారు. సమితి కాంగోలో సమర్థవంతంగా వ్యవహరించకపోతే, దానంతట అదే తొలగిపోవలసి ఉంటుందని కూడా శ్రీ నెహ్రూ అన్నారు.

రాజ్యసభలో కొందరు సభ్యులు కాంగో విషయంలో అడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబుచెబుతూ శ్రీ నెహ్రూ పైవిధంగా అన్నారు. భద్రతా సంఘంలో సోవియెట్ ప్రతిపాదనలపై తన అభిప్రాయం తెలుపవలసిందిగా కొందరుసభ్యులు అడుగగా అందుకు శ్రీ నెహ్రూ నిరాకరించారు. కాని, కాంగోలో స్వదేశికసేనలమని పిలుచుకుంటున్న కొందరిపై అవసరమవుతే సమితి సైనిక చర్యలు కూడా తీసుకోవచ్చునని నెహ్రూ అన్నారు.

శ్రీ నవాబ్‌సింగ్ చౌహాన్ అడిగిన ప్రశ్నకు సమాధాన మిస్తూ శ్రీ నెహ్రూ ఇలా అన్నారు: "కాంగో పరిస్థితితోపాటు, కాంగోపరిస్థితిపట్ల సమితి వైఖరిలో కూడా కొంత మార్పు వచ్చినట్లు కనుపిస్తున్నది. కాంగో పార్లమెంటును పునస్సమావేశపరిచే సమస్య ఇప్పుడు వెనక్కు త్రోసివేయబడింది. అనేక అవసరసమస్యలు ఇప్పుడు ముందుకు వచ్చాయి."

దేశసౌభాగ్యానికి విదేశ పెట్టుబడులు

: x :

అవసరమని భారతీయ పెట్టుబడి కేంద్రాన్ని ప్రారంభిస్తూ ఆర్థిక మంత్రి శ్రీ మొరార్జీ వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 16:— దేశాన్ని సంపన్నంచేయటంకోసం ప్రభుత్వరంగం, ప్రైవేటురంగం సన్నిహిత సహకారంతో కలిసిమెలిసి జాతీయరంగంగా కృషి చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ నేడిక్కడ పక్కాణించారు.

నేడిక్కడ భారతీయ పెట్టుబడి కేంద్రానికి ప్రారంభోత్సవం చేస్తూ భారతదేశ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని విదేశాలు వెనుకటికంటె ఎక్కువగా అర్థం చేసికొంటున్న ఈ సమయంలో కేంద్రప్రభుత్వం ముందుకు రావటం తనకు చాల సంతోషంగా ఉన్నదని ఆయన అన్నారు. ఈ కేంద్రం ఈ మార్గంలో అతి ముఖ్యమైన కర్తవ్యాన్ని నెరవేర్చగలదని, విదేశాలనుంచి ప్రైవేటు పెట్టుబడి భారతదేశంలోకి రావటానికిగల అడ్డంకులను తొలగించి దానిని ఆకర్షించగలదని శ్రీ మొరార్జీ చెప్పారు.

ప్రైవేటు రంగంలోను, ప్రభుత్వ రంగంలోను విదేశాల ధనం పెట్టుబడిగా లభించకపోతే దేశాన్ని సౌభాగ్యవంతం చేయటం సాధ్యం కాదని దేశంలో చాలమందికి విశ్వాసం కుదిరినదని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ప్రభుత్వరంగం ప్రాధాన్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతట గుర్తించటం తనకు సంతోషంగా ఉన్నదని ఆయన అన్నారు. ఈ దేశంలో ప్రభుత్వరంగానికి, ప్రైవేటు రంగానికి వైరుధ్యమేమీ లేదని, అవి రెండు సన్నిహితసహకారంతో జాతీయరంగంగా దేశ సౌభాగ్యానికి కలిసిమెలిసి కృషిచేయాలని శ్రీ మొరార్జీ దేశాయ్ ఉద్ఘాటించారు.

ప్రభుత్వరంగం కృషిలేకుండా ఉంటే గత అయిదేళ్లలో ప్రైవేటురంగం [illegible] పెరగటం సాధ్యమయ్యేదికాదని ఆర్థికమంత్రి వక్కాణించారు.

విదేశాల ప్రైవేటు పెట్టుబడిదారులు మనకు కావలసిన విదేశీ కరెన్సీనేకాక అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడ తీసికొని వస్తారని, విదేశీ పెట్టుబడులు వివిధ దేశాల మధ్య స్నేహవాతావరణాన్ని కూడ కలిగించగలదని శ్రీ మొరార్జీ చెప్పారు.

ఈ కేంద్రం గవర్నింగ్‌బాడీ చైర్మన్ శ్రీ జి. ఎల్. మెహితా ప్రసంగిస్తూ విదేశ ప్రభుత్వాల నుంచి మనం తెచ్చుకొన్న అప్పుతో పోల్చిచూస్తే, గత మూడేళ్లలో మన దేశానికి వచ్చిన విదేశీ ప్రైవేటు పెట్టుబడి చాలస్వల్పమని చెప్పారు. గతశతాబ్దంలో భారత దేశంలో సాధించిన పారిశ్రామికాభివృద్ధి పెట్టుబడి పెట్టగల విదేశాలకు సరిగా తెలియకపోవటమే దీనికి కారణమని, ఇక్కడి పన్నుల భారాన్ని గురించి, ప్రభుత్వపు కంట్రోలును గురించి వారు ఎక్కువగా విన్నారే గాని ఇక్కడి పరిశ్రమలను గురించి వినలేదని కూడ శ్రీ మెహతా చెప్పారు.

"రాకెట్ రంగంలో రష్యాయే అగ్రగామి"

: x :

మరి కొంతకాలంకూడా ఇదేవిధంగా ఉండవచ్చునని ప్రెసిడెంట్ కెన్నెడీ ప్రకటన

వాషింగ్‌టన్, ఫిబ్రవరి 16:— రాకెట్ రంగంలో సోవియెట్‌యూనియన్ అమెరికాకంటె అగ్రగామిగాఉన్నదనీ, కొంతకాలంవరకుకూడా ఇదేవిధంగా ఉండవచ్చునని ప్రెసిడెంట్ కెన్నెడీ నిన్న పత్రికావిలేఖరులసమావేశంలో అన్నారు. రాకెట్‌ప్రయోగానికి అవసరమైన విద్యుచ్ఛోదకశక్తి విషయంలో రష్యా అమెరికాకంటె అగ్రగామిగా ఉన్నదని ఆయన వివరించారు.

సైనికరీత్యా తనను తాను రక్షించుకొనడానికి అవసరమైనంత రాకెట్ విద్యుచ్ఛోదకశక్తి అమెరికా కలిగి ఉన్నప్పటికీ, రోదసీ శాస్త్రంలో రష్యా అపూర్వమైన విజయాలు సాధించిన దని శ్రీ కెన్నడీ పేర్కొన్నారు.

సూర్యగ్రహణ ఫలితాల పరిశీలన

రష్యన్ శాస్త్రజ్ఞులు రాకెట్లు పంపినట్లు టాస్‌వార్త

మాస్కో, ఫిబ్రవరి 16 :— సూర్యగ్రహణ ఫలితాలు రికార్డు చేయడానికి "ఆటోమాటిక్ పరిశీలక స్థావరాలు" గల రాకెట్లను సోవియట్ శాస్త్రజ్ఞులు నిన్న రోదసిలోకి ప్రయోగించినట్లు టాస్ వార్తాసంస్థ తెలుపుతున్నది.

ఈ "ఆటోమాటిక్ పరిశీలక స్థావరాలు" విద్యుద్యంత్రాల సహాయంతో నిర్ణీత స్థలాలలో ఉండి సూర్యగ్రహణ ఫలితాలను పరిశీలించాయి.

ప్రతీకార చర్యలకు స్టాన్లివిల్లీ ప్రభుత్వ వైముఖ్యం

తెల్లవారికి కాపలా కూడా ఏర్పాటు

('ఆంధ్రప్రభ'కు ప్రత్యేకం)

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 16:— పాట్రిస్‌లుముంబా హత్యఅనంతరం స్టాన్లివిల్లీ ప్రభుత్వంఏలాంటి ప్రతీకారచర్యలకు పూనుకోలేదని తెలుస్తున్నది. లుముంబా మరణానంతరువాత పెద్దఎత్తున యూరోపియనులపై ప్రతీకారచర్యలు జరుగగలవని అందరూ భావించారు.

కానీ ప్రతీకార చర్యలు సాగిస్తే, ప్రపంచమంతటా తమపట్ల వ్యతిరేకాభిప్రాయం ప్రబలగలదని ముందుగానేపసిగట్టి స్టాన్లివిల్లీ ప్రభుత్వాధినేత గిజెంగా ఏలాంటి సంఘటనలు జరుగకుండా ఉత్తరువు చేశారని తెలుస్తున్నది.

తాజా వార్తలు

సమితి న్యూయార్కు, ఫిబ్రవరి 16:— కాంగో పరిస్థితిపై చర్చించడానికి భద్రతాసంఘం నేడు తిరిగి సమావేశమైంది. భద్రతాసంఘంలో సభ్యత్వం లేని 20 దేశాల ప్రతినిధులు గూడా ఈ చర్చలలో పాల్గొంటున్నారు.

చర్చలలో పాల్గొనడానికి అవకాశం యివ్వాలని, జెకొస్లోవేకియా, ఇరాక్ దేశాలు కూడా కోరాయి. దీనితో చర్చలలో పాల్గొనే ఇతరదేశాల సంఖ్య 20 వరకు పెరిగింది.

హామర్‌షెల్డ్‌ను సమితి ప్రధాన కార్యదర్శి పదవినుండి తొలగించాలని, నెలలోపల సమితి కార్యకలాపాలను రద్దుచేయాలని కోరుతున్న రష్యా తీర్మానం భద్రతాసంఘం సమావేశం చర్చించవలసి ఉంది. కర్నల్ మొబుటూ, కాటంగా అధ్యక్షుడు షోంబీలను నిర్బంధించి విచారించాలని కూడా రష్యా తన తీర్మానంలో సూచించింది.

బాన్, ఫిబ్రవరి 16:— వెనుకబడిన దేశాలకు 1961 లో చేయదలచిన ఆర్థిక సహాయాన్ని నూటికి 50 వంతులు ఎక్కువ చేయడానికి పశ్చిమ జర్మనీ నిశ్చయించిందని అడెనోవర్ నేడు ప్రకటించారు. 1961 సంవత్సరంలో 400 కోట్ల మార్కుల సహాయాన్ని చేయాలని పశ్చిమజర్మనీ తలపెట్టింది. నూటికి 50 వంతులు సహాయాన్ని పెంచడంతో 600 కోట్ల మార్కుల మేరకు పశ్చిమ జర్మనీ వెనుకబడినదేశాలకు ఆర్థికసహాయాన్ని 1961లో అందజేయవలసి ఉంటుంది.

కయిరో, ఫిబ్రవరి 16:— కాంగోను విముక్తి చేయడానికి అవసరమైన 'సమిష్టి' చర్యలు తీసుకునే విషయమై చర్చించే నిమిత్తం, కాసాబ్లాంకా శిఖరాగ్రసభలో పాల్గొన్న ఆఫ్రికా రాజ్యాలవిదేశాంగ మంత్రులు శనివారం నాడు ఘనా రాజధాని అగ్రాలో సమావేశం కాగలరని కయిరో రేడియో నేడు ప్రకటించింది.

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 16 :— లియోపాల్డ్‌విల్లీరాష్ట్ర గవర్నరు క్లియోఫస్‌కమిటాటో ఇతర లుముంబా సానుభూతిపరులను అరెస్టు చేయాలని, 'కాంగో ప్రభుత్వం ఉత్తరువులు చేసినట్లు అతి విశ్వాసనీయంగా తెలుస్తున్నది.

వాషింగ్టన్, ఫిబ్రవరి 16 :— బాంగ్‌కాక్‌లో మార్చి 27 న జరిగే ఆగ్నేయాసియా రక్షణకూటమి మంత్రిమండలి సమావేశానికి అమెరికా విదేశాంగమంత్రి డీన్ రస్క్ హాజరు కాగలరని నేడు అధికారరీత్యా ప్రకటించారు.

శ్రీ కాశీ కృష్ణాచార్య సంస్కృత సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం

: x :

డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు అధ్యక్షతన గుంటూరులో "ఆంధ్రభోజ" బిరుద ప్రదానం

గుంటూరు, ఫిబ్రవరి 16 :— వేదవాఙ్మయాన్ని క్షుణ్ణంగా పఠించి, అందలి విజ్ఞానసారాన్ని సంపూర్ణంగా ఆకళించుకొనడానికి ప్రయత్నించడం అవసరమని ఉత్తర ప్రదేశ్ గవర్నర్ డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు నిన్నసాయంత్రం ఇక్కడ ఒక కళాశాలలో శ్రీ కాశీకృష్ణాచార్య సంస్కృత సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి అధ్యక్షత వహించిన సందర్భంలో వక్కాణించారు.

వేద వాఙ్మయంలోని అమూల్య విజ్ఞాన సంపదను పరిరక్షించడానికి, వ్యాప్తం చేయడానికి మాత్రమే గాక, అనేకవేల సంవత్సరాల కాలగర్భంలోనికి వేళ్లు పాదుకొని వర్ధిల్లుతున్న మన సముజ్జ్వల చరిత్ర పునాదులపై—ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో మరింత సముజ్జ్వలమైన భవిష్యత్తును నిర్మించడానికి కూడా వేదపఠనం అవసరమని ఆయన విశదీకరించారు.

ఈ మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు ప్రారంభించారు. రెండు శతాబ్దాలకాలం పర ప్రభుత్వ పాలనక్రింద సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మానసిక, సాంస్కృతిక బానిసత్వం అనుభవించి, సంఘంలో గౌరవం పొందకపోయినా, పోషణలేకపోయినా కూడా ప్రాచీన విజ్ఞాన సంపదను ఈనాటివరకు పరిరక్షించుతూ వచ్చిన సంస్కృత పండితులకు మనం ఎంతో కృతజ్ఞులమై వుండాలని ఆయన అన్నారు.

సంస్కృతం మృతభాషకాదని ఆయన వక్కాణించారు. వైభవోపేతమైన మన ప్రాచీన నాగరికతను గురించి తీవ్రతర పరిశోధనలు సాగించడానికి పండితులను ప్రోత్సహించాలని తాను కోరుతున్నట్లు ఆయన తెలియ జేశారు.

చెడునువెన్నంటి కొంతమంచి కూడ వుంటూ వుంటుందని వివరిస్తూ శ్రీబూర్గుల రామకృష్ణరావు ఇలా ప్రసంగించారు.

"బ్రిటిష్ పాలనవల్ల మనకు కొంతమేలు కూడా జరిగింది. మనకు నవీనదృక్పథం అలవడింది. ఆధునిక శాస్త్రవిజ్ఞాన సాధానికి కవాటాలు తెరుచు కొన్నవి. సాంకేతిక ప్రవీణులు, శాస్త్రజ్ఞులు కాకపోయినప్పటికీ—ప్రాచీన వేద విజ్ఞానంతో ఆధునిక శాస్త్రవిజ్ఞానన్ని మేళవించి గతంలో కంటె మరింత వైభవోపేతమైన భవిష్యత్ నాగరికతను నిర్మించడానికి మన పండితులు ఎందుకు కృషి చేయకూడదు? ఆధునిక జీవితవిధానానికి, ఆలోచనావైఖరికి దూరంగా, మారుమూల ఒంటి స్తంభంమేడలో కూర్చున్నందువల్ల ప్రయోజనం ఏమివుంటుంది?"

సంస్కృతసామ్రాజ్య సంపత్ లాంఛనాలుగా ఒక రజత సింహాసనాన్ని,స్వర్ణకిరీటాన్ని శ్రీ రామకృష్ణ రావు, శ్రీకాశీకృష్ణాచార్యకుబహూకరించారు. శ్రీ విద్యాశంకర భారతీస్వామి శ్రీకృష్ణాచార్యకు "ఆంధ్రభోజ" బిరుదాన్ని ప్రదానం చేశారు. ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ సోమయాజి సభాసదులకు స్వాగతం చెప్పారు. శ్రీ మాధవరామశర్మ సభాసదులకు అతిథులను పరిచయం చేశారు. కుమారి బొడ్డపల్లి జానకి ప్రార్థనగీతం ఆలపించింది. శ్రీ వెంకటకృష్ణన్, వరదాచారి, తదితరులు శ్రీ కృష్ణాచార్యను ప్రస్తుతించుతూ శ్లోకాలను, పద్యాలను పఠించారు.

విద్యాపరిషత్ తరపున శ్రీవిద్యాసాగర్ ఒక సన్మాన పత్రాన్ని, పండిత శాలువను ఆయనకు సమర్పించారు. కార్యదర్శి శ్రీ శాస్త్రి వందన సమర్పణం గావించారు.

నిన్న ఉదయం శ్రీ రామనామ క్షేత్రంలో జాతీయపతాక ఆవిష్కరణతో ఈ ఉత్సవం ప్రారంభమయింది.

శ్రీ కాళేశ్వరరావు పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీ విద్యాశంకర భారతీస్వామి ధర్మపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ [illegible] సాంప్రదాయానుగుణంగా శ్రీ లక్ష్మీనరసింహశాస్త్రి జరిపించారు. అంతకుముందు తిరువయ్యారు సుబ్రహ్మణ్యం బృందం మంగళవాద్యాలతో శ్రీకృష్ణాచార్యను ఊరేగించి సన్మాన సభాస్థలికి తోడ్కొని వచ్చారు.

శ్రీ నరసింహస్వామి ఆలయానికి, శివాలయానికి ప్రదక్షిణంచేసి, ఈ ఊరేగింపు పట్టణంలోని ముఖ్యవీధులగుండా సాగింది. వందలాది ప్రజలు దారికిరువైపుల నిలిచి ఆయనపై పూలవర్షంకురిపించారు. హారతు లిచ్చారు.

రాష్ట్రంలో మరొక వ్యవసాయ కళాశాల

: x :

తృతీయ ప్రణాళిక ప్రథమవత్సరంలో స్థాపించడానికి ఆంధ్రప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 16:— తృతీయ పంచవర్ష ప్రణాళిక ప్రథమ వత్సరంలో రాష్ట్రంలో కొత్తగా ఒక వ్యవసాయ కళాశాలను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించినట్లు రాష్ట్రవ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. వి. రెడ్డి నేడిక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఈ కళాశాలను వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంతంలో స్థాపించడానికి తగిన ప్రదేశం ఏదో సిఫారసు చేయడానికై ప్రభుత్వం ముగ్గురు సభ్యులుగల ఒక సంఘాన్ని నియమించినట్లు ఆయన తెలియజేశారు.

ఇది రాష్ట్రంలో మూడవ వ్యవసాయ కళాశాల కాగలదు. మొదటిది బాపట్లలోనూ, రెండవది రాజేంద్రనగర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంతం) లోనూ వున్నవి.

తృతీయ ప్రణాళికా కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ పరికరాల మరమ్మతుల కార్ఖానా , భూసార పరిశీలక ప్రయోగశాలను స్థాపించడానికి కూడా నిర్ణయం జరిగినట్లు శ్రీ టి. వి. రెడ్డి తెలియజేశారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 16:—

నేటి ఓపెనింగ్	32.37
నేటి క్లోజింగ్	32.43

రమణాయపాలెం పంపింగ్ పథకం

రాష్ట్ర ప్రభుత్వంచే రు. 3,61,600 లు మంజూరు

హైదరాబాదు, ఫిబ్రవరి 16:— గుంటూరు జిల్లాలో రమణాయపాలెం పంపింగు పథకానికిరాష్ట్రప్రభుత్వం రు 3,61,600 మంజూరుచేసింది. ఈ సంవత్సరం ఈపథకాన్ని అమలు పరుస్తారు. బాపట్ల తాలూకా నరసాయపాలెం, కొత్తపాలెం, రమణాయపాలెం, చెరుకూరు మొదలగు గ్రామాలలోమెట్టభూములకు ఈ పథకం వల్ల సాగుకు నీరులభిస్తుంది.

పెద్దసైజు నారుమళ్ళు

ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ప్రకటన

హైదరాబాదు, ఫిబ్రవరి 16:— పెద్దసైజునారు మళ్ళను ప్రభుత్వం రాష్ట్రములో ఏర్పాటు చేస్తుందనీ, క్రమంగా ఇప్పుడున్న చిన్నసైజు 10 మళ్ళు రద్దవుతాయని వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ టి. వి. రెడ్డినేడు ఇక్కడ చెప్పారు. పెద్దసైజు నారుమళ్ళుతక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయవచ్చుననీ చిన్నసైజు వాటి వేయడంలో నష్టంవస్తుందని వివరించారు.

1960—61 లో వ్యవసాయశాఖ రు 245 లక్షలు ఖర్చుపెట్టాలని ఆశిస్తున్నదనీ, వీటితో చిన్ననీటి వనరులు, భూసార సంరక్షణ పథకాలు కలిశాయని శ్రీ రెడ్డి తెలియజేశారు.

వీరఘట్టాంకు ఆర్థికమంత్రి రాక

వీరఘట్టాం, ఫిబ్రవరి 15:— ఆర్థికశాఖామంత్రి శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డి ఇటీవల వీరఘట్టాం హైస్కూలుకు వచ్చారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. సూర్యనారాయణ, శ్రీ వావిలివల్లి సత్యనారాయణనాయుడు ప్రభృతులు స్వాగతమిచ్చారు.

కివూలో ప్రవేశించే బెల్జియన్ సైనికులు

కాల్చి వేయాలని శ్రీ రాజేశ్వరదయాళ్ ఉత్తరువు

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 16:— కివూ, ఓరియంటల్ రాష్ట్రాలలో ప్రవేశించడానికి ప్రయత్నించే బెల్జియమ్ సైనికాధికారులను వెంటనే కాల్చి చంపివేయాలని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ నేడు ఉత్తరువు చేశాడు.

ధర్మకర్తృత్వ ప్రాంతమయిన రువాండా ఉరుండీ భూభాగంనుండి కివూ రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించడానికి బెల్జియమ్ పారాట్రూప్ దళాలు సమాయత్త మవుతున్నవని వదంతులు ప్రబలిన అనంతరం శ్రీ రాజేశ్వర దయాళ్ పై ఉత్తరువు చేశాడు. ఓరియంటల్ రాష్ట్రంపై దాడి చేయడానికి కర్నల్ మొబుటూకు బెల్జియమ్అధికారులు తోడ్పడుతున్నారు.

ఓరియంటల్ రాష్ట్రంపై కర్నల్ మొబుటూ నిన్ననే దాడి ప్రారంభించవలసి ఉండేది. కాని శ్రీ రాజేశ్వరదయాళ్ ఉత్తరువు విన్నవెంటనే తన ప్రయత్నాన్ని విరమించుకొని లియోపాల్డ్‌విల్లీ నగరానికి కర్నల్ మొబుటూ బయలుదేరాడని తెలుస్తున్నది.

షోంబీకి శ్రీ దయాళ్ లేఖ

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 16:— కాంగో తొలిప్రధాని పాట్రిస్ లుముంబా, ఆయన అనుచరుల శవాలను తిరిగి అప్పగించాలని కాటంగా అధ్యక్షుడు షోంబీకి సమితి ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ వ్రాశారని తెలుస్తున్నది. వీరి ముగ్గురి శవాలను క్రైస్తవ సాంప్రదాయానుసారం పూడ్చిపెట్టవలసి ఉందని, కనీసం మానవతా దృష్టితో నయినా వీరి శవాలను తిరిగి అప్పగించాలని శ్రీదయాళ్ కోరినట్లు తెలుస్తున్నది.

"కాంగోలో ప్రస్తుతానికి ఎవరి ప్రభుత్వాన్నీ గుర్తించము"

: x :

పార్లమెంటు ఆ విషయాన్ని నిర్ణయించాలని నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 :— కాంగోలీస్ పార్లమెంటు తిరిగి సమావేశమై ఎవరి అధికారాన్ని గుర్తించాలో నిర్ణయించేవరకు భారత ప్రభుత్వం కాంగోలో మరే ప్రభుత్వాన్ని గాని గుర్తించదని ప్రధాని నెహ్రూ నేడు రాజ్యసభలో ప్రకటించారు.

ప్రధాని నెహ్రూ దీనికిముందు లోక్‌సభలో కూడా ఇదేమాదిరి ఒక ప్రకటన చేశారు.

స్టాన్లీ విల్లీలోని (ఓరియంటల్ రాష్ట్రం) లుముంబా అనుకూల ప్రభుత్వాన్ని కాంగో చట్టబద్ధమైన ప్రభుత్వంగా ఇండియా గుర్తించాలని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ భూపేష్‌గుప్తా ఈసందర్భంలో సూచించగా శ్రీ నెహ్రూ ఇలా అన్నారు.

"ఒకవ్యక్తి మనకు నచ్చాడనిగాని, లేదా అతని విధానమనకునచ్చిందనిగాని ఇష్టంవచ్చి నవారివల్ల గుర్తించడానికి సిద్ధంగా లేము మనము. కాంగో పార్లమెంటు సమావేశమై ఎవర్ని గుర్తించవలసినదీ నిర్ణయించాలి. లేకపోతే ఏది చట్టబద్ధమైన ప్రభుత్వం అన్నవిషయంపై ఏడతెగని వాదోపవాదాలకు అంతం అనేది ఉండదు".

కెన్నెడీ కృశ్చేవ్ చర్చల అవకాశాలు

(1 వ పేజీ తరువాయి)

ప్పటికీ ప్రస్తుతం కాంగో విషయంలో రష్యా తిరుగులేని వైఖరిని అవలంబిస్తున్నది.

కాంగో సమస్య పరిష్కారమయ్యేవరకు నిరాయుధీకరణకు అణ్వస్త్ర పరీక్షల నిషేదం, పశ్చిమ జర్మనీ తదితర సమస్యలపై సంప్రదింపులు ప్రారంభించాలనే కుతూహలం కెన్నడీ, ఆయన సలహాదారులలో కనిపించడం లేదు.

కాంగోపై ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్ని సోవియట్‌రష్యా విరమించి ఇతరసమస్యలపై సంప్రదింపులకు సిద్ధపడని పక్షములో మొత్తం మిత్రరాజ్యసమితి వ్యవస్థకే ముప్పు రాగలదని పరిశీలకులు భావిస్తున్నారు.

కుష్ఠు సమస్త మహావ్యాధులకు
బొల్లి మొదటి నెలలో 40% నివారణ!!! 10% నివారణ!!
లెప్రసిన్ అమోఘ ఔషధము!!
వివరములకు: గ్రంధే రఘురామ గుప్త
అమరజ్యోతి ప్రొడక్ట్స్

ఖాస్ జనతా
కిరోసిన్ కుక్కర్
వంట బాగా
తేలికగా చేసుకోండి
ది ఓరియంటల్ మెటల్
ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
77, బౌ బజార్ స్ట్రీట్, కలకత్తా-12.
KALPANA-TE.

గరీబ్ — మూలవిరాట్టుకు నైవేద్యం



"వాటాదార్లకు విందుచేస్తున్నావా, ఏమిటి?" — "వాటాదార్లుకాదు అంతకంటెముఖ్యుడైన వ్యక్తికే చేస్తున్నాను" — "ఎవరాయన" — "సహకార సంస్థల ఇన్‌స్పెక్టర్".

బస్తర్ మాజీమహారాజా ఉదంతం

రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— నేడు రాజ్యసభ ప్రశ్నోత్తర సమయంలో కూడా బస్తర్ మహారాజా శ్రీ ప్రవీణచంద్ భంజ్‌దేవ్‌ను గురించి ప్రస్తావన వచ్చింది.

మహారాజా, అభ్యంతరకరమైన చర్యలు ఏమి చేశారో, తెలుసుకుందుకు, ప్రభుత్వ గెజెట్ ప్రకటనను సభ్యులు ఒకసారి చూడవలసినదిగా కోరారు.

ప్రవీణచంద్, తనను జనవరి 9వ తేదీన కలుసుకొని, జిల్లా ఉద్యోగులు తనకు వ్యతిరేకమైన చర్యలు తీసుకొంటున్నారని తెలియ చేశారని, కాని ఎలాంటి ఫిర్యాదును సమర్పించలేదని శ్రీ పంత్ తెలియచేశారు.

బస్తర్ సంస్థానాన్ని తను పరిపాలనలోనికి తీసుకొంటున్నప్పుడు ఒక కోటి రూపాయలు కోర్టు ఆఫ్ వార్డ్స్ ఆధీనంచేసుకొని, దానిని దుర్వినియోగం చేశారని, బస్తర్ మహారాజా ప్రకటించారా అని ప్రశ్నించగా, ఆయన అనేక ప్రకటనలు చేశారుకాని, ఇలాగ అన్నారో లేదో తనకు తెలియదని శ్రీ పంత్ సమాధాన మిచ్చారు.

ఢిల్లీలో ఒక ప్రకటనపై సంతకం చేయవలసినదిగా తనను అధికారులు బలవంతం పెట్టారని ప్రవీణచంద్ ప్రకటించిన ప్రకటన కేవలం అబద్ధమని, ఆ ప్రకటనలోగల అన్నివిషయాలు ఆయన తనతో చెప్పినవే అని, శ్రీ పంత్ మరొక ప్రశ్నకు సమాధానంగా తెలియచేశారు.

ఆయన ఒక స్నేహితునివలె తనను కలియ కోరారని, రాజ్యాంగబద్ధమైన పౌరునిగా వుండవలసినదని తాను ఆయనకు సలహా యిచ్చానని, ఆయన దానిని మొదట అంగీకరించి, పిమ్మట ఇంకొకవిధంగా ప్రవర్తించారని శ్రీ పంత్ అన్నారు.

ప్రవీణచంద్ అనేక అభ్యంతరకర ప్రకటనలు చేశారని, వీటినిబట్టి చూస్తే ఆయనకు మతి స్థిరంగాలేనట్లు కనిపించడం లేదా అని శ్రీ తాజ మహల్ హుస్సేన్ ప్రశ్నించారు. అంతట సభాధ్యక్షుడు: "ఆ విషయం ఇచ్చట అప్రస్తుతమని" పేర్కొన్నారు.

శ్రీ గుప్తా నియామకంపై హైకోర్టులో రిట్

అల్హాబాద్, ఫిబ్రవరి 15:— ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, శాసనమండలి సభ్యునిగా గవర్నర్, శ్రీ సి. బి. గుప్తాను నియమించడం చెల్లనేరదని కాంగ్రెస్ సభ్యుడు శ్రీ హర్‌శరణవర్మ హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌పిటీషనుపై, నేడు కూడా విచారణ జరిగింది.

శ్రీ గుప్తా శాసనసభ్యుడు కాకముందు డిసెంబరు 7వ తేదీన ఆయనను ముఖ్యమంత్రిగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, శ్రీ హర్‌శరణవర్మ తన పిటీషనులో పేర్కొన్నారు.

కురుక్షేత్ర, ఫిబ్రవరి 15:— కురుక్షేత్ర తటాకంలో రెండు పెద్దమొసళ్లు తిరుగాడుతున్నవనే వార్తలపై, ప్రభుత్వ అధికారులు వాటిని వెదకి చంపడానికై రెండు మిలటరీ మోటారు బోటులను పంపించారు.

ఖాస్ జనతా
కిరోసిన్ కుక్కర్
వంట బాగా
తేలికగా చేసుకోండి
ది ఓరియంటల్ మెటల్
ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
77, లో బజార్ స్ట్రీట్, కలకత్తా-12.
KALPANA-TE.

ఆంధ్రప్రదేశ్ ఆటవిక శాఖ

నంద్యాల ఫారెస్టు డివిజన్

గవర్నమెంటు కలప వేలం నోటీసు

నంద్యాల డివిజన్ ఫారెస్టు ఆఫీసరు గారిచే 20—2—61వ తేదీ ఉదయం 9 గం. నుండి కర్నూలుజిల్లా ఆత్మకూరులో సుమారు 15,000 ఘ. అ నల్లమలటేకు, నల్లమద్ది, ఏగి, టేకు ధ్వజస్తంభములు వగైరా కలప 100 ఘ.అ మొదలు 200 ఘ.అ లాట్లుగా వేలం వేయబడును. ఇందుకు ధరావతు లాటుకు రూ 300 లు మాత్రం. తక్కిన వివరములకు ఆత్మకూరు గవర్నమెంటు టింబరుడిపో రేంజరుగారినుండి తెలుసుకొనవచ్చును.

(సం.) ఇ. చిన్నస్వామి
జిల్లా ఫారెస్టు ఆఫీసరు, నంద్యాల.



దేశదేశాలలో బెల్జియన్ ఎంబసీలపై దాడులు

శ్రీ పాట్రిస్ లుముంబా హత్య పట్ల ప్రపంచ ప్రజల ఆగ్రహావేశాలు

ఢిల్లీ, ఫిబ్రవరి 16:— కాంగో ప్రథమ ప్రధానమంత్రి శ్రీ పాట్రిస్ లుముంబా హత్యకు నిరసనసూచకంగా జరుగుతున్న ప్రదర్శనల సందర్భాన, కయిరో మొదలు వార్సా వరకు అనేక పట్టణాలలోని బెల్జియన్ రాయబార కార్యాలయాలకు ప్రదర్శకులు ఇవాళ నష్టం కలగజేశారు. నిన్నను మాస్కో, బెల్‌గ్రేడ్ తదితరనగరాలలో ప్రదర్శనల అనంతరం జరిగిన సంఘటన లివి.

ఇది ఇలావుండగా శ్రీ లుముంబా హత్యజరిగిన పరిస్థితులను ప్రత్యక్ష విచారణ జరపడానికిగాను అంతర్జాతీయ దరియాప్తుసంఘం కాటంగాకు రావడానికి వీలులేదని కాటంగా ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది.

వార్సాలో సుమారు 300 మంది ప్రదర్శకులు బెల్జియన్ రాయబార కార్యాలయంలో చొరబడి, అక్కడి ఉద్యోగులను కొట్టారు.

కైరోలో విద్యార్థులు రాయబార కార్యాలయాల ప్రాంతంపైన దాడిచేసి బెల్జియన్ రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టారు. బ్రిటిష్ రాయబార కార్యాలయంపైన, మిత్రరాజ్య సమితి కార్యాలయంపైన రాళ్లు రువ్వారు. అమెరికా వారి కార్లు రెండిటిని కాల్చివేశారు. అమెరికారాయబార కార్యాలయం వెనుక భాగాన నిప్పు ముట్టించారు.

టెహరాన్‌లో విద్యార్థులు, తమను చెదరగొట్ట వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు.

అక్రాలో సుమారు 3,000 మంది అమెరికా రాయబార కార్యాలయంలోను, ఆతరువాత సమితి కార్యాలయంలోను చొరబడ్డారు. సమితి కార్యాలయంలో సమితిపతాకాన్ని ముక్కలు ముక్కలుగా చించివేశారు.

లియాన్స్‌లో పందమంది ఆఫ్రికన్ విద్యార్థులు పోలీసులతో యుద్ధానికి దిగారు. ఇందులో సుమారు పదిమందిని వారెవరో తెలుసుకొనడానికిగాను పోలీసులు నిర్బంధించారు.

ఫిబ్రవరి 19 వ శ్రీ లుముంబా అంత్యక్రియల సందర్భాన లండన్‌లోని బెల్జియన్ రాయబార కార్యాలయం ఎదుట పికెటింగు జరుగుతుంది. ఆనాడు జరుగనున్న పెద్ద ప్రదర్శనలో ఇది ఒక భాగం.

'లుముంబా హంతకులు యుద్ధ నేరస్థులు'

ప్రెసిడెంట్ కసావుబూను, కాటంగా ప్రెసిడెంట్ షోంబీని, "లుముంబా హత్యలో జోక్యమున్న ఇతరులను" మిత్రరాజ్య సమితి అరెస్టు చేసి, ప్రపంచ యుద్ధ నేరస్థులను శిక్షించిన పద్ధతిలో శిక్షించాలని కోరుతూ సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌ను ఘనా కోరినట్లు అధికారపూర్వకంగా తెలుస్తున్నది.

లుముంబా మరణం ఫలితంగా ఘనాలోని బెల్జియన్ లందరూ దేశాన్ని వదిలి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇక్కడ 15 మొదలు 20 మంది మాత్రమే బెల్జియన్ లున్నట్లు తెలుస్తున్నది.

ఆఫ్రికన్ విదేశాంగ మంత్రుల సమావేశం

ఆఫ్రికన్ విదేశాంగ మంత్రులు వచ్చేవారం అక్రాలో సమావేశం కానున్నారు. శ్రీ పాట్రిస్ లుముంబా హత్యవల్ల ఏర్పడిన పరిస్థితిని చర్చించడానికిగాను వీరి సమావేశం జరుగుతున్నది. ఘనా ప్రభుత్వం వద్దనుంచి ఆహ్వానం నేటిరాత్రి కైరోకు చేరింది.

వాషింగ్టన్‌లో 25 మంది నీగ్రోల అరెస్టు

వాషింగ్టన్‌లోని బెల్జియన్ రాయబార కార్యాలయం ఎదుట కొద్దిసేపు ప్రదర్శనలు జరిపిన సుమారు 25 మంది నీగ్రోలను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ ప్రదర్శకులు అరుపులు అరుస్తూ మంచుముద్దలను, కోడిగుడ్లను రాయబార కార్యాలయంలోనికి విసిరారు.

కాంగోలో మిత్రరాజ్య సమితి చర్యలను తక్షణం బలపరచాలని సెనేట్‌లో మెజారిటీ పక్షమైన డెమోక్రటిక్‌పార్టీ నాయకుడైన మైక్ మాన్స్‌ఫీల్డ్, సెనేట్‌లోని రిపబ్లికన్ విధాన నిర్ణాయక సంఘాధ్యక్షుడైన స్టైల్స్ బ్రిడ్జెస్ అన్నారు.

పాకిస్తాన్ పత్రికల ఖండన

శ్రీ పాట్రిస్ లుముంబా హత్యకు పాకిస్తాన్‌లోని దాదాపు అన్ని పత్రికలు నిరసన ప్రకటించినవి. ఇది "మహావిద్రోహం" అని ఆ పత్రికలు వ్రాసినవి. "డాన్" పత్రిక ఒక్కటిమాత్రం "గ్రామీణులపట్లగాక, రాజకీయప్రత్యర్థుల ప్రోత్సాహంవల్ల లుముంబా, ఆయన అనుచరుల హత్య జరిగించవలగ్గ నిదర్శనలు కొరతగా వున్న"వని వ్రాసింది.

లార్డుహోం ప్రకటన

ఈ "అమానుష సంఘటన" (లుముంబా హత్య) కారణంగా కాంగోలో శాంతిసాధన కష్టతరం కాగలదని బ్రిటిష్ విదేశాంగ మంత్రి లార్డ్ హోమ్ అన్నారు.

"మిత్రరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌పైన ఇంకా గట్టిగా పగసాధించడానికిగాను కాంగోలో జరిగిన ఈ విషాదకర సంఘటనను సోవియట్ యూనియన్ ఉపయోగించుకోవాలని ప్రయత్నించడం శోచనీయం" అని ఆయన అన్నారు.

సూడాన్ ప్రెసిడెంట్ హెచ్చరిక

మిత్రరాజ్య సమితి తరఫున కాంగోలో పనిచేస్తున్న 39 మంది సూడానీస్ సైనికులను ఉపసంహరిస్తామని హెచ్చరిస్తూ సూడాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం అబ్బౌద్ ఇవాళ సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌కు కేబుల్ పంపించారు.

శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

లుముంబా హత్యవంటి అమానుష కృత్యం 20వ శతాబ్దంలో కూడా జరగడం నమ్మశక్యం గాకుండా వున్నదనీ, అయినప్పటికీ ఇది జరగడం మనం చూచామనీ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎన్. సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

"కాంగోలో అరాచక శక్తులను అదుపులో పెట్టే విషయంలో మిత్రరాజ్య సమితి ఎంత శక్తివిహీనంగా వున్నదో శ్రీ లుముంబా హత్య ద్యోతకం చేస్తున్న"దని ఆఫ్రికా—ఆసియా మండలి గౌరవ కార్యదర్శి శ్రీమతి లీలా పి. త్రికందాస్ అన్నారు.

కాంగోలీస్ నాయకులైన శ్రీ పాట్రిస్ లుముంబా, శ్రీ జోసెఫ్ ఒకిటో, శ్రీ ఎమ్. పోలోలను "ముందుగా ఒక పథకం వేసుకుని అమానుషంగా" హత్యచేసినందుకు ఇండియా కమ్యూనిస్టుపార్టీ జాతీయ మండలి "విస్మయాన్ని, నిరసనను" ప్రకటించింది.

ఢిల్లీలో సుమారు రెండువేలమంది కార్మికులు ప్రదర్శన జరిపి, ఇక్కడి బెల్జియన్ రాయబార కార్యాలయం ఎదుట "బెల్జియన్ సామ్రాజ్యవాదం" బొమ్మను తగలబెట్టారు. రాయబార కార్యాలయంపైన కుళ్లిపోయిన టొమాటోలను ప్రదర్శకులు విసిరారు. ఆ తరువాత మిత్రరాజ్య సమితి సమాచార కార్యాలయం ఎదుట ప్రదర్శనలు జరిపారు.

కలకత్తాలో ఆఫ్రికన్ విద్యార్థులు బెల్జియన్ కాన్సలేట్‌పైన దాడిచేసి మొదటి అంతస్థు మూడు గదులలోని కుర్చీలు, బల్లలు మొదలైన వాటికి నష్టం కలిగించారు.

మొబుటూ, కసావుబూ, "ప్రపంచ సామ్రాజ్యవాదం" బొమ్మలను తగలబెట్టారు.

బొంబాయిలోని కామ్‌గార్ మైదాన్‌లో జరిగిన ఒక బహిరంగసభలో, సమితి సెక్రెటరీజనరల్ హామర్‌షెల్డ్‌ను తక్షణం బర్తరఫ్ చేయాలనీ, లుముంబా "హత్య"ను నిష్పక్షకంగా విచారించాలని కోరుతూ తీర్మానించారు. అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఆఫ్రికా—ఆసియా సమైక్య సంఘాల బొంబాయి శాఖలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినవి. రేపు బెల్జియన్ కాన్సలేట్‌వద్దకు ఆఫ్రికన్ విద్యార్థులు వూరేగింపు జరుపుతారని ఈ సభలో ప్రకటించారు.

బెల్జియన్ విదేశాంగమంత్రి అక్కసు

శ్రీ పాట్రిస్ లుముంబా మరణానంతరం వివిధ దేశాలలోని బెల్జియన్ రాయబార కార్యాలయాల ఎదుట ప్రదర్శనలు జరుగుతున్నందుకు బెల్జియన్ విదేశాంగమంత్రి శ్రీ పియరీ విగ్నీ ఇవాళ ఆగ్రహావేశాలు ప్రకటించారు.

లుముంబా హత్యకు బెల్జియన్ ప్రభుత్వం కూడా కొంతవరకు బాధ్యత వహిస్తున్నట్లు చూపించాలనే దురుద్దేశంతో ఈ ప్రదర్శనలు జరుగుతున్నవని బెల్జియన్ పార్లమెంటు దిగువ సభ విదేశ వ్యవహారాల సంఘంలో మాట్లాడుతూ ఆయన అన్నారు.

నెహ్రూ ప్రకటనకు సమితి వర్గాలలో సర్వత్రాహర్షం

మి. రా. స., న్యూయార్క్, ఫిబ్రవరి 16:— కాంగోలో అత్యవసర చర్యలు గైకొనే విషయంలో తటస్థ రాజ్యాల ప్రతినిధుల అభిప్రాయాలపట్ల భద్రతాసంఘం సభ్యులు సంతృప్తికరమైన సౌముఖ్యాన్ని వెలిబుచ్చినట్లు సమితికార్యాలయంనుంచి పి. టి. ఐ. విలేఖరి తెలుపుతున్నాడు. కాంగోలో అత్యవసర చర్యలు గైకొనవలసిన అవసరాన్ని గురించి తటస్థ రాజ్యాలవారు భద్రతా సంఘం సభ్యులతో చర్చిస్తున్నారు.

ఈ విషయంలో తాము ప్రతిపాదింపగల ఒక తీర్మానంకాని, లేక రెండు తీర్మానాలుకాని, సముచితమైన పదజాలంతో రూపొందించే నిమిత్తం, తటస్థ రాజ్యాల ప్రతినిధులు తమ తమ ప్రభుత్వాల ఆదేశాలకొరకు ఎదురు చూస్తున్నారు.

రెండు తీర్మానాలకు బదులు ఒకే తీర్మానాన్ని ప్రతిపాదించడానికికూడా కొందరు తటస్థ రాజ్యాల ప్రతినిధులు ఆలోచిస్తున్నారు. కాంగోలో అంతర్యుద్ధాన్ని వారించే విషయాన్ని, బెల్జియన్లను కాంగోనుంచి పంపివేసే విషయాన్ని, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించే విషయాన్ని కలిపి ఒకే తీర్మానంగా రూపొందించే అవకాశాలనుకూడా ఈ ప్రతినిధులు యోచిస్తున్నారు.

సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ డాగ్ హామర్‌షెల్డ్, అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ చేసిన ప్రకటనను అనుసరించి వారు కూడా ఈ రెండు విషయాలను ఒకే తీర్మానంలో కలపడానికి ఏలుండును.

ఇది, ఇలా వుండగా భారత ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ కాంగోపై పార్లమెంటులో చేసిన ప్రకటనను, సమితిలో అన్ని వర్గాలవారూ, ఏ కారణాలవల్లనైతే నేమి, హర్షించారు.

ప్రస్తుతం కాంగోలో సాగుతున్న పరిపాలనను 'గూండాల పరిపాలన'గా శ్రీ నెహ్రూ వర్ణించినందుకు కొందరు హర్షం తెలిపారు. ఆయన కాంగోకు ఇండియా సేనలను పంపగలనని అన్నందుకు మరికొందరు హర్షించారు.

అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ ప్రకటనలోని ఒక భాగం మాత్రమే భద్రతా సంఘం ప్రతినిధులకు కొంత ఆందోళన కలగజేసింది. కాంగో విషయంలో ఏకపక్ష చర్య గైకొనగూడదని రష్యాను హెచ్చరిస్తూ శ్రీ స్టీవెన్సన్ తన ప్రకటనలో ఇవ్వవలసిన ప్రాధాన్యం కంటె హెచ్చుప్రాధాన్యం ఇవ్వడం వీరిలో కొంత కలవరపాటు కలగజేసింది.

కాంగోపై తటస్థ రాజ్యాల తీర్మానం

రాయబారుల చర్చ

న్యూయార్క్, ఫిబ్రవరి 15:— ప్రముఖ తటస్థ రాజ్యాల రాయబారులు నేడు కాంగోలో అంతర్యుద్ధ నివారణకు భద్రతాసంఘం సత్వర చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అత్యవసర తీర్మానాన్ని రూపొందించారు.

కాంగోలోని బెల్జియన్ సైనికోద్యోగులను, తదితరులను ఉపసంహరించుకొనజేయాలనికూడా వీరు అన్నారు.

ఈ తీర్మానంతోపాటు ఇండియా ప్రతినిధి శ్రీ సి. ఎస్. ఝా సూచించిన ధోరణిలో మరొక తీర్మాన ప్రతిపాదన జరగగలదని, పార్లమెంటు ఆమోదించగల రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వ స్థాపనకు కృషిచెయ్యాలనే ఈ తీర్మానం సూచించగలదనీ విదితమవుతున్నది.

ఇండియా ప్రతినిధి కార్యాలయంలో అరబ్ రిపబ్లిక్, యుగోస్లావియా, ఇండోనేసియా, గినీ, మొరాకో, సింహళం, మాలీ, నైజీరియాలు సమావేశమై ఈ తీర్మానాలు రూపొందించాయి.

బెల్జియంను ఒత్తిడిపెట్టటంలో అమెరికా తమకు తోడ్పడగలదనే నమ్ముతున్నామని ఒక ఆఫ్రేషియన్‌వర్గంవారు అన్నారు.

లులువాబర్గ్‌లో ఇద్దరు బెల్జియన్ల వధ

కాంగోపౌరుల ప్రతీకార చర్య

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 15:— ఉత్తర కాసై రాష్ట్ర రాజధాని లులువాబర్గ్‌లో పాట్రిస్ లుముంబా హత్యకు ప్రతీకారంగా యిద్దరు బెల్జియన్ పౌరులను కోపోద్రిక్తులయిన కాంగో ప్రజలు చంపివేశారు.

హోటల్లో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుతూ ఉన్న ఈ బెల్జియనులు యిద్దరు లుముంబా హత్యపట్ల విచారాన్ని వెల్లడించడానికి నిరాకరించినందున వెంటనే రెచ్చిపోయిన కాంగో పౌరులు వారిని వీధులలోకి ఈడ్చి కాల్చివేశారు.

లులువాబర్గ్ అంతటా నిన్నటిరోజున తీవ్ర పోరాటం చెలరేగిందని, విమానాశ్రయం పరిసరాలలో కర్ఫ్యూ నిబంధనలు ప్రవేశపెట్టారని తెలుస్తున్నది కాని వివరాలు తెలియడంలేదు.

లియోపాల్డ్‌విల్లీ నగరంలో ఆఫ్రికన్లు నివసిస్తున్న పేటలో గతరాత్రి సంఘర్షణలు ఈ సంఘర్షణలలో చాలమందికి గాయాలు తగిలాయని తెలుస్తున్నది.

కాంగో ప్రెసిడెంట్ కసావుబూ మరింత మొండి వైఖరిని అవలంబిస్తున్నాడని తెలుస్తున్నది. లుముంబా మరణం ఆంతరంగిక వ్యవహారమని, సమితికి జోక్యం కలిగించుకొనే హక్కులేదని కసావుబూ సమితి సామరస్యసంఘం సభ్యులకు స్పష్టం చేశాడట.

సమితి సామరస్య సంఘం సభ్యులు అందరు కాంగోనుండి బయలుదేరి పోవడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు.

"షోంబీ, మొబుటూలపై కఠినచర్యలుగైకొనాలి"

హామర్‌షెల్డ్‌కు నెహ్రూ సందేశం

మిత్రరాజ్యసమితి, న్యూయార్క్, ఫిబ్రవరి 15:— కాంగోలో పరిస్థితిని అదుపులో పెట్టడానికి సమితి కార్యదర్శి హామర్‌షెల్డ్ తన శక్తికొలది ప్రయత్నిస్తున్నాడని ప్రధాని నెహ్రూ సమితి కార్యదర్శికి పంపిన సందేశంలో పేర్కొన్నారు. కాటంగా అధ్యక్షుడు షోంబీ, కాంగో సేనాని కర్నల్ మొబుటూలకు మద్దతునిస్తున్న కొన్ని రాజ్యాలు సమితి కార్యక్రమాలు అమలు జరుగకుండా అడ్డుపడుతున్నవని శ్రీ నెహ్రూ విమర్శించారు.

ప్రధాని నెహ్రూ తన సందేశంలో యింకా యీవిధంగా పేర్కొన్నారు:

"లుముంబా, ఆయన అనుచరుల హత్య గొప్ప అంతర్జాతీయ నేరం. ఈ దారుణ సంఘటన మమ్ములను దిగ్భ్రాంతుల జేసింది."

"ఈ సంఘటనపట్ల మాదేశ ప్రజలలో తీవ్ర ఆగ్రహావేశాలు ప్రబలాయి. వెంటనే సత్వరచర్యలు గైకొననిదే, బందిపోటు చరలు సాగించడానికి అనుమతియిచ్చే సమితి విధానాలతో ఇండియా ఏకీభవించడం చాల కష్టం కాగలదు."

"లుముంబా హత్యకు కారకులయిన వారిపైన, మిత్రరాజ్య సమితిని ధిక్కరించి, మొత్తం సమితి కార్యకలాపాలపైన యుద్ధాన్ని కొనసాగిస్తున్నవారిపైన కఠినచర్యలు అమలు జరపాలి. అలా కానిచో తీవ్ర పరిణామాలు ఏర్పడగలవు. సమితి ఈ సవాల్‌ను ఎదుర్కోవాలి. మొబుటూ, షోంబీలకు సహాయం చేస్తున్న విదేశీయులను కాంగోనుండి తొలగించాలి."

ఎయిర్‌లైన్స్‌కు ఐదు ఫోకర్ ఫ్రెండ్‌షిప్ విమానాలు

ఢిల్లీ, ఫిబ్రవరి 16:— ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పొరేషన్‌కు సుమారు నాలుగు నెలలలో అయిదు ఫోకర్ ఫ్రెండ్‌షిప్ విమానాలు అందచేయగలవని, యితర ప్రయాణాలనుండి ఉపసంహరించిన డకోటా విమానాల స్థానే కొన్ని సెకండ్‌హ్యాండ్ వైకౌంట్ విమానాల సేకరణను కూడా ఎయిర్ లైన్స్ కార్పొరేషన్ ఆలోచిస్తున్నదని భారత ప్రభుత్వ పౌర విమాన శాఖా ఉపమంత్రి శ్రీ అహమ్మద్ మొహియుద్దీన్ నేడు లోక్‌సభలో పేర్కొన్నారు.

బెంగుళూరు, ఫిబ్రవరి 15:— భూటాన్ మహారాజా, భూటాన్ ప్రధానమంత్రి నేడిక్కడకు వచ్చారు. వీరిక్కడ రెండు రోజులు గడుపుతారు.

లుముంబా హత్యతో పాశ్చాత్యవర్గాల భయం

లుముంబా అనుయాయులు బలపడి కసావుబూ ప్రభుత్వం కూలవచ్చునని

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 15 :— శ్రీ లుముంబా హత్యాకారణంగా ఆయన అనుయాయులు బలాన్ని చేకూర్చుకుని, పాశ్చాత్యరాజ్యాలకు అనుకూలంగా వుంటున్న ప్రెసిడెంటు కసావుబూ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రయత్నం చేయవచ్చునని లియోపాల్డ్‌విల్లీలోని పాశ్చాత్యవర్గాలవా రన్నారు.

శ్రీ లుముంబా దేశంకోసం అసువులు బాసినాడనేభావం ఏర్పడివున్నది. ఆయన హత్యజరిగినందున ఆయన అనుయాయులు మూకుమ్మడిగా ప్రతీకారచర్యలు జరపవచ్చుననే భావంతో కాంగో అంతటా తన సేనను అప్రమత్తంగా వుండవలసిందని మిత్రరాజ్యసమితి హెచ్చరించింది.

పూర్వం లుముంబాకు కుడిభుజంగా పనిచేసి, ఇప్పుడు లుముంబా ఉద్యమానికి నాయకుడుగా వుంటున్న శ్రీ ఆంటాయిన్ గిజెంగాకు సైనిక సహాయాన్ని చురుకుగా సాగించాలని కాసబ్లాంకా దేశాలు నిర్ణయించుకోవచ్చునని ఇక్కడి అభిజ్ఞులైన పశ్చిమ దౌత్య ప్రతినిధులు భయపడుతున్నారు.

లుముంబాకంటె గిజెంగా "ఇంకా ప్రమాదకారి" అట

లుముంబా కంటె శ్రీ గిజెంగా "ఇంకా ప్రమాదకారి" అని పాశ్చాత్యవర్గాలవారు భావిస్తున్నారు. లుముంబా "మార్క్సు" జాతీయవాదికాగా, శ్రీ గిజెంగా కేవలం కమ్యూనిస్టు అని వీరు భావిస్తున్నారు.

కాంగోలో మిత్రరాజ్యసమితి సామరస్యసాధక సంఘ కర్తవ్యం లుముంబా, ప్రెసిడెంట్ కసావుబూల మధ్య సామరస్యాన్ని సాధించడమనీ, లుముంబా మరణంతో ఈ సామరస్య సాధక సంఘ కృషి "అసాధ్య"మైపోయిందనీ ఈ వర్గాలవా రన్నారు.

శ్రీ కసావుబూతో కాని, లుముంబా హత్యజరిగిన కాటంగా రాష్ట్రపు అధ్యక్షుడైన శ్రీ మోయిస్ షోంబీతోగాని ఇంకా సంప్రతింపులు జరపడాన్ని ఆఫ్రికన్ ప్రజానీకం సహించబోదని సామరస్య సాధక సంఘానికి సన్నిహిత వర్గాలవా రన్నారు.

లుముంబాహత్యకారణంగా ఆఫ్రికా-ఆసియా రాజ్యాలు శ్రీ కసావుబూ, శ్రీ షోంబీలను వెలివేయవచ్చు.

ఈ కారణంగా కాంగోలో బెల్జియం పెద్ద పెట్టున మళ్లీ జోక్యం కలిగించుకోవచ్చు. ఇందువల్ల ఉత్తర అట్లాంటిక్ రక్షణ వ్యవస్థలోని బెల్జియం మిత్రదేశాలు ఇబ్బందికి లోనవుతవి. సోవియట్ యూనియన్ కూడా తీవ్ర వైఖరి నవలంబిస్తుంది.

ఇరవై ఆఫ్రికా—ఆసియా దేశాల ప్రతినిధుల యుగోస్లావియా ప్రతినిధి నిన్నను అనధికార పూర్వకంగా, సమావేశమై "సంతాపోపన్యాసాలివ్వడంగాక, సత్వరచర్య తీసుకొనవలసిన సమయమిది" అని ప్రకటించారు.

లుముంబా హత్యకు ప్రపంచ సంతాపం

మలయా, సింగపూరు ప్రధాని ఆందోళన

లుముంబా మరణంపట్ల మలయా, సింగపూర్ ప్రధానులు భయాందోళనలను ప్రకటించారు. ఈవిషయమై మిత్రరాజ్యసమితి విచారణ జరపాలని కూడా వారు కోరారు.

పారిస్‌లో ప్రదర్శనలు

లుముంబా హత్యవల్ల కోపోద్రిక్తులైన చాలామంది ఇవాళ బెల్జియన్ రాయబార కార్యాలయంపైన దాడిచేసి రాళ్లు రువ్వారు. ప్రదర్శకులు రెండు దఫాలుగా వచ్చి రాయబార కార్యాలయపు కిటికీలన్నిటిని తుత్తునియలు చేశారు. కార్యాలయంలోని కుర్చీలు, బల్లలను, రికార్డులు కిటికీలలోనుంచి బయటికి పారవేశారు.

వార్సాలో ప్రదర్శనలు

శ్రీ పాట్రిస్ లుముంబా హత్య జరిగినందుకు నిరసనగా వార్సాలోని బెల్జియన్ రాయబార కార్యాలయం ఎదుట దాదాపు రెండువేలమంది విద్యార్థులు నేటిరాత్రి ప్రదర్శన జరిపారు. ఈ విద్యార్థులలో కొందరు ఆఫ్రికన్‌లుకూడా వున్నారు. "లుముంబా — లుముంబా," "వలసతత్వం నశించాలి", "హామర్‌షెల్డ్ నశించాలి" అని వారు నినాదా లిచ్చారు.

వియన్నాలో

"కాంగోకు స్వాతంత్ర్యం" అనే నినాదాలు వ్రాసిన అట్టలు పట్టుకున్న సుమారు వందమంది ప్రదర్శకులు వియన్నాలోని బెల్జియన్ రాయబార కార్యాలయంలో ప్రవేశించడానికి యత్నించారు. తమ రక్షణకుగాను సైన్యాన్ని పంపవలసిందని ఆసియా విదేశాంగ కార్యాలయాన్ని బెల్జియన్ రాయబార కార్యాలయోద్యోగులు కోరారు.

మాంట్రీల్‌లో ప్రదర్శనలు

పాట్రిస్ లుముంబా హత్యకు నిరసనగా బుధవారంనాడు శాంతియుతంగా ప్రదర్శనలు జరపాలని మూడు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు నిర్ణయించారు.

చిన్నదేశాలను రక్షించే విషయంలో మిత్రరాజ్యసమితి అసమర్థతను ఇది నిదర్శనమని వారన్నారు.

ఇటలీ పార్లమెంటులో అల్లరి

ఇటలీ పార్లమెంటు దిగువ సభలో, శ్రీ లుముంబా హత్యను గురించి చర్చిస్తూ సభ్యులు తీవ్రమైన నిందారోపణలకు దిగగా అల్లరి జరిగింది. కాటంగాలో శ్రీ లుముంబాను, ఆయన అనుచరులను "ఆధునిక ఆటవికులు—బెల్జియన్ వలసతత్వవాదులు, దక్షిణ ఆఫ్రికా క్రైస్తవ వ్యతిరేకులైన జాతి విద్వేషపరులు" హత్యచేశారని

లాహోర్‌లో

శ్రీ పాట్రిస్ లుముంబా హత్యకు నిరసన తెల్పుతూ ఇక్కడి రాయబార కార్యాలయం ఎదుట ఇవాళ ప్రదర్శన జరిగింది. "లుముంబా అమానుష హత్యకు దారితీసిన సమితి కార్యకలాపాలను రూపొందించడంలో అమెరికా వహించిన పాత్రకుగాను" ఆదేశాన్ని తీవ్రంగా నిరసిస్తూ పత్రాన్ని ఒకదానిని వారు ఆ రాయబార కార్యాలయంలో అందజేశారు. అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీని ఉద్దేశించి వ్రాయబడిన దీ పత్రం.

శ్రీ అజయఘోష్ ప్రకటన

శ్రీ లుముంబా "దారుణ హత్య"కు భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ అజయ్‌ఘోష్ నిరసించారు. ఈ చర్యపట్ల "పెద్దపెట్టున భయాందోళనలను ప్రకటించడానికిగాను" ఇండియాలోని అన్ని పార్టీలు ఏకంగావాలని ఆయన అన్నారు.

శ్రీ లుముంబా హత్యకు "విస్మయం" పొందినట్లు అఖిలభారత శాంతి సంఘం ప్రకటించింది.

రేపు ఉదయం పదకొండున్నరకు రెండు నిమిషాలపాటు శ్రీ లుముంబా సంస్మరణార్థం మౌనం పాటించాలని కమ్యూనిస్టుపార్టీ నాయకులు, పిలుప్ మినహాగా మరి ఏడు వామపక్షాల నాయకులు కలకత్తా పౌరులకు విజ్ఞప్తి చేశారు.

ప్రాగ్ రేడియో ప్రకటన

"నాజీపద్ధతిలో" శ్రీ లుముంబాను ఒక వారం క్రిందటనే చంపివేశారని, ఆయన మరణాన్ని గురించి కాటంగా అధికారులు చెపుతున్నది "శుద్ధ అబద్ధమ"ని ప్రాగ్ రేడియో ప్రకటించింది.

కైరో అభిప్రాయం

శ్రీ లుముంబా హత్య జరగడం "ఆఫ్రికా స్వాతంత్ర్య పోరాటంలో నూతనాధ్య ప్రారంభ"మని యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ వ్యవహారాల ఉపమంత్రి శ్రీ అబ్దుల్ కాదెర్ హాతిమ్ అన్నారు.

మొరాకో రాజా ప్రకటన

మిత్రరాజ్యసమితిలో సమైక్య చర్యకు ఇటీవల మొరాకోలో సమావేశమైన ఆఫ్రికన్ రాజ్యాలు పూనుకోవాలని మొరాకో రాజు ఐదవ మహమ్మద్ ఇవాళ రాబత్‌లో ప్రకటించారు.

ఫిలిప్పీన్స్ ప్రకటన

శ్రీ లుముంబా హత్యను ఆసియా—ఆఫ్రికా దేశాలతోపాటు మేముకూడా నిరసిస్తున్నామని ఫిలిప్పీన్ విదేశాంగ మంత్రి శ్రీ ఫెలిజ బెట్రో సెరాకో ప్రకటించారు.

కయిరోలో ఉద్రిక్తత

కయిరో, ఫిబ్రవరి 14:— శ్రీ పాట్రిస్ లుముంబా, తన యిరువురు సహచరులతోపాటు హత్యచెయ్యబడినాడనే వార్త యిక్కడ విపరీతమైన ఉద్రేకం కలిగించింది.

శ్రీ లుముంబాను చంపివేసే అభిప్రాయంతోనే దక్షిణ కాటంగాలో మారుమూల ప్రాంతానికి పంపివుంటారనీ, శ్రీ లుముంబాను హతమార్చవలసినదిగా కాటంగా ప్రెసిడెంట్ షోంబీయే ఉత్తరువు చేసినట్లు కయిరోకు చేరిన వార్తలు తెలుపుతున్నవనీ 'అల్ అహ్రాం' పత్రిక ప్రకటించింది.

ఆఫ్రికన్ నాయకుల హెచ్చరిక

లండన్‌లోని ఆఫ్రికన్ జాతీయ నాయకులు శ్రీ లుముంబా మృతికి పాశ్చాత్య రాజ్యాలు, మిత్రరాజ్యసమితి కారణమన్నారు. సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ రాజీనామా యివ్వాలన్నారు.

కాంగో సేనాని జోసెఫ్ మొబుటూ, కాటంగా ప్రెసిడెంట్ షోంబీలు ఈ ముగ్గురి హత్యకు తమ ప్రాణాలను అర్పించవలసి వుంటారని కూడా వీరు హెచ్చరించారు.

ఇది ఆఫ్రికా చరిత్రలో దుర్దినమని దక్షిణ రొడీషియా నేషనల్‌పార్టీలోని ప్రముఖసభ్యుడు శ్రీ తకవారా అన్నారు.

క్యూబా ప్రభుత్వం ఉత్తరువు

హవానా, ఫిబ్రవరి 14:— క్యూబా విప్లవ ప్రభుత్వం కాంగో తొలి ప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబా మరణానికి 'మూడురోజులు సంతాపదినాలుగా పరిగణించ'ాలని ఉత్తరువు చేసింది.

ఈ హత్యపట్ల ఆక్షేపణగా ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజు సమ్మె జరగాలని క్యూబా ట్రేడ్ యూనియన్ సంస్థ ప్రకటించింది.

దీనికి బాధ్యత అమెరికన్ ఇంపీరియలిజానిదేనని ప్రభుత్వాభిమానంగల విద్యార్థిసంస్థ విమర్శించింది.

అల్జీరియా ప్రకటన

లుముంబాహత్య రాజకీయ హత్యలలో అత్యంత ఘోరమైనదని, ఈహత్యలో సమితికి, పశ్చిమ రాజ్యాలకు జోక్యం ఉన్నదనీ అల్జీరియా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.

శ్రీ లుముంబా మరణ కారణాల దర్యాప్తు

పూర్తిసహకారానికి సమితి అభ్యర్థన

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 15:— కాంగో తొలి ప్రధాని మరణానికి కారణభూతమైన పరిస్థితులను దర్యాప్తు చేస్తున్న తమకు పూర్తి సహకారం లభించాలని సూచిస్తూ యిక్కడి సమితి ప్రధాన కార్యాలయం నిన్న ఒక ప్రకటన చేసింది.

ఇదేసమయంలో శ్రీ లుముంబా మృతిపై కాటంగా ప్రభుత్వం చేసిన ప్రకటనను విశ్వసించి ఆమోదించడానికి సమితి ఉద్యోగులు, విదేశ దౌత్య ప్రతినిధులు కూడా తిరస్కరించారు.

కాటంగా ప్రకటనకు సమితిఉద్యోగుల తిరస్కృతి

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 15:— కాంగో తొలిప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబా, ఆయన సహచరులు శ్రీ జోసెఫ్ ఒకిటో, శ్రీ మారిస్ ఎమ్‌పోలోల మరణంపై కాటంగా ప్రభుత్వం చేసిన ప్రకటనను అంగీకరించడానికి యిక్కడి సమితి అధికారులు, విదేశ దౌత్య ప్రతినిధులుకూడా నిరాకరించారు.

ఘనా సంతాపం

లుముంబా హత్యపట్ల సంతాప సూచకంగా అక్రాలో నేడు పతాకాలను సగంవరకు దింపివేశారు.

స్టాన్లీవిల్లీలో పాఠశాలల మూసివేత

లుముంబా మరణంపట్ల సంతాప సూచకంగా స్టాన్లీవిల్లీలోని పాఠశాలలన్నీ నేడు మూసివేయబడినవి.

భద్రతాసంఘానికి కలోంజీ తంతి

కాంగో సేనను నిరాయుధం కావించాలన్న సమితి పథకాలపై శ్రీ షోంబీ నిరసన సమంజసమైనదేనని సమర్థిస్తూ దక్షిణ కాసై ప్రెసిడెంట్ ఆల్బర్ట్ కలోంజీ భద్రతా సంఘానికి నేడొక తంతివార్తను పంపారు.

మాస్కో పత్రిక ఆగ్రహం

శ్రీ లుముంబా హత్యా కారకులపై నేడు మాస్కో ఆగ్రహారోపణలవర్షం కురిపించింది. డాగ్ హామర్‌షెల్డ్‌కు, ఇతర వలస రాజ్యాధినేతలకు ఈ హత్యలో వాటా ఉన్నదని రష్యా ఆరోపించింది. "లుముంబాను చిత్రవధ చేసినవారిని శిక్షించాలి", అని ప్రావదా పత్రిక వ్రాసింది.

కాంగో భవితవ్యంపై అమెరికా వ్యాఖ్య

లుముంబా హత్యఫలితంగా కాంగో పరిస్థితులు మరింత క్లిష్టరూపం ధరించగలవని అమెరికన్ పత్రికలు నేడు వ్యాఖ్యానించాయి.

లుముంబా హత్య కాంగోలో రక్తపాతానికి దారితీయవచ్చునని కూడా ఈ పత్రికలు పేర్కొన్నవి.

నైరోబీలో సంతాపం

నైరోబీలో ఒక ఎన్నికల సభకు హాజరైన 3000 మంది ప్రజలు శ్రీ లుముంబా హత్యపట్ల సంతాపం ప్రకటిస్తూ ఒక నిమిషం మౌనంగా ఉన్నారు.

లుముంబా హత్యకు సోషలిస్టుపార్టీ సంతాపం

హైదరాబాద్, ఫిబ్రవరి 15— లుముంబా హత్యపట్ల భారత సోషలిస్టు పార్టీ విచారాన్ని వెలిబుచ్చింది.

గత కొద్ది మాసాలనుంచి ఆఫ్రికా స్వాతంత్ర్యానికి చిహ్నమైన లుముంబా నిండు ప్రాణాన్ని తీసివేయడంతో రంగుజాతుల అశక్తత బయటపడుతున్నదని తీర్మానంలో ఉదహరించారు.

లావోస్‌లో అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15— ప్రధాని నెహ్రూ నేడు లోక్‌సభలో ప్రసంగిస్తూ లావోస్‌లోని అంతర్జాతీయ పర్యవేక్షక సంఘాన్ని తిరిగి పనిచేసేటట్లు చేయడం అత్యంత అవసరమని అటు తరువాత కాంబోడియా సూచించిన ప్రకారం జెనీవా సమావేశం కంటె విస్తృత సమావేశాన్ని ఏర్పాటుచేయడం విషయమై ఆలోచించవచ్చునని అన్నారు.

జెనీవా సమావేశాన్ని పోలిన సమావేశాన్ని ఏర్పాటుచేయాలనే కోరికను, ఇండియా వ్యతిరేకించదని, కాని అందుకు కొంత వ్యవధి తీసుకొంటుంది గనుక ఈలోగా, అంతర్జాతీయ పర్యవేక్షక సంఘాన్ని పనిచేసేటట్లు చూడాలని ఆయన వివరించారు.

ఈ విషయం యింకా పరిశీలనలోనే వున్నదని, సోవియట్ యూనియన్, అమెరికాల నిర్ణయాల కోసం ఇండియా నిరీక్షిస్తున్నదని ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా, తెలిపారు.

సోవియట్‌నుంచి ఇండియాకు సరాసరి సమాధానం అందకపోయినా, 14 దేశాల సమావేశం ఏర్పాటు చేయాలనే కాంబోడియా ప్రతిపాదనను, అది అంగీకరించినదని, శ్రీ నెహ్రూ అన్నారు.

లావోస్‌లోని అమెరికా రాయబారితోసంప్రదించి కెన్నెడీ, ఈ సమస్య ల పట్ల మాత్ర విధానాలను అవలంబిస్తున్నట్లు తెలియవచ్చినదా అని శ్రీ ఆల్వా ప్రశ్నించగా, అమెరికామాత్ర ప్రభుత్వం ఇటువంటి వివిధ ప్రధాన సమస్యలను చర్చించి తన నూతన విధానాలను రూపొందించుకొంటున్నమాట నిజమే అయినా, లావోస్‌పట్ల దాని మాత్ర విధానమేమో ఎరుకపడలేదని శ్రీ నెహ్రూ సమాధానమిచ్చారు.

టిబెట్‌లో సట్లెజ్‌నదిపై ఆనకట్ట నిర్మాణం

చైనా ప్రతిపాదన విషయం భారతప్రభుత్వానికి తెలియదని

శ్రీమతి లక్ష్మీమీనన్ వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— సట్లెజ్‌నది భారత భూభాగంలో ప్రవేశించే ప్రదేశానికి ఎగువగా టిబెట్టులో ఒక ఆనకట్టను నిర్మించడానికి చైనా తలపెట్టిన విషయం భారత ప్రభుత్వానికేమీ తెలియదని విదేశాంగ వ్యవహారాల శాఖ ఉపమంత్రి శ్రీమతి లక్ష్మీ మీనన్ నేడు లోక్‌సభలో శ్రీ హేమ్‌రాజ్ ప్రశ్నకు వ్రాతపూర్వకంగా సమాధానం చెప్పారు.

ఒకదేశంనుంచి మరొక దేశంలోకి ప్రవహించే నదుల జలాల పరిష్కారం కొరకై ఏర్పాటుచేయబడిన అంతర్జాతీయ మహాసభ నిబంధనల ప్రకారం, నదిపై ఎట్టి కట్టడంగాని నిర్మించినప్పుడు దిగువ ప్రాంతంలో వున్న దేశం ఎంత జలాన్ని వినియోగించు కుంటున్నదో ఆ పరిమాణం ఏవిధంగానూ తగ్గకుండా వుండేందుకు ఎగువ ప్రాంతపు దేశం హామీ ఇవ్వవలసి వుంటుందని శ్రీమతి లక్ష్మీ మీనన్ వివరించారు.

పాకిస్తాన్ పోస్టుబిళ్ళలపై భారతభూభాగాల తప్పుడు చిత్రణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— జమ్ము, కాశ్మీర్, జునాఘడ్, మన్వదార్‌లను తప్పుగా చిత్రిస్తూ పాకిస్తాన్ తంతి తపాలా శాఖ ఇటీవల విడుదల చేసిన 4 తపాలా బిళ్ళలను గురించి భారతదేశం వాదా అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ ప్రభుత్వంనుంచి లాంఛన ప్రాయంగా ఎట్టి సమాధానం ఇంతవరకూ చేరలేదని విదేశాంగ వ్యవహారాల ఉపమంత్రి శ్రీమతి లక్ష్మీ మీనన్ నేడు లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియ జేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ ద్వారాను, కరాచీలోని భారత హైకమిషనరుద్వారాను భారత ప్రభుత్వం ఈ ప్రశ్నలను అడిగిందని ఆమె తెలియ జేశారు.

నాగ విద్రోహులకు చైనాచే ఆయుధాల సరఫరా

ప్రభుత్వంవద్ద ఋజువుఏమీలేదని

లోక్‌సభలో శ్రీ నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— నాగ విద్రోహులకు చైనానుంచి ఆయుధాలు, మందుగుండు సామాను సరఫరా అవుతున్నాయనడానికి భారత ప్రభుత్వంవద్ద ఎట్టి ఋజువు లేదని ప్రధాని నెహ్రూ నేడు లోక్‌సభలో శ్రీ హేమ్ బారువా ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.

నాగాప్రజాప్రతినిధుల మహాసభ కోర్కెలను ప్రభుత్వం ఆమోదించినప్పటినుంచి ఇళ్ళు తగుల పెట్టడం, దోచుకోవడం, మనుష్యులను వధించడంవంటి చర్యలు అధికమయినవా అని అంతకుముందు శ్రీ రఘునాథ్‌సింగ్ ప్రశ్నించారు.

నాగవిద్రోహులు ఇటువంటిచర్యలను అధికంగా చేస్తున్నమాట నిజమేనని, బహుశ ఇది నాగ ప్రజా ప్రతినిధుల మహాసభ కోర్కెలను ఆమోదించిన ఫలితమే కావచ్చునని శ్రీ నెహ్రూ తెలియజేశారు. ఏదోపరిణామం వస్తున్నది కనుక దానికి ప్రతిబంధకం కల్పించడమే వారి ధ్యేయమని భావించడానికి అవకాశం వున్నదని, ఏమయినా విధ్వంసక అల్లరులు అనేకం జరుగుతున్నమాట నిజమేనని శ్రీ నెహ్రూ చెప్పారు.

బొగ్గుగని పనివారల వేతన ప్రమాణాల సవరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— బొగ్గు గని పనివారల వేతన ప్రమాణాల సవరణ విషయం వచ్చే ఏప్రిల్ నెలాఖరున జరిగే బొగ్గుగనుల పారిశ్రామిక సంఘ సమావేశంలో చర్చించబడుతుందని కార్మిక శాఖ ఉపమంత్రి శ్రీ ఆబిద్‌ఆలీ నేడు లోక్‌సభలో తెలియజేశారు.

ఆంధ్రప్రభ
సచిత్రవారపత్రిక
ఉగాదినవలలపోటీ

మొదటి బహుమతి	రెండవ బహుమతి	మూడవ బహుమతి
రూ 500/-	రూ 300/-	రూ 200/-

నవలలు పావుటావు సైజున 400 పుటలకు మించి వుండరాదు. చరిత్రాత్మక, సాంఘిక, పౌరాణికములకు చెందిన ఏ ఇతివృత్తమైనా ఎన్నుకొనవచ్చును.

రచనలు మాకు ఫిబ్రవరి 28 వ తేదీనాటికి అందవలెను.

— ఎడిటర్

మన పంచాయితీలు

కోటనందూరు సమితి

ఎస్. సూరవరం గ్రామములో కోటనందూరు పంచాయతీసమితి ఆధ్వర్యమున గ్రామసహాయకుల శిక్షణ శిబిరము సమితి అధ్యక్షులు శ్రీ చింతాయుల చిననారాయణమూర్తిగారు ప్రారంభించిరి. బ్లాక్ డెవలప్మెంటు ఆఫీసరు శ్రీ జనమంచి వెంకట కామేశ్వరరావుగారు శిబిర విశిష్టత గురించి విపులీకరించిరి. వ్యవసాయం పశుపోషణ, పంచాయతీలు, సహకార సంస్థలు, పొదుపు ఉద్యమము నిర్బంధ ప్రాథమికవిద్య మొదలైన విషయములలో 55 మంది సహాయకులకు శిక్షణ ఇవ్వబడెను.

సూరవరం గ్రామములో ఒక ఫర్లాంగు పొడవుగల మట్టిరోడ్డును వెంకటనగర గ్రామములో మరియొక ఫర్లాంగు పొడవుగల రోడ్డును శ్రమదానం చేసి గ్రామస్థులు నిర్మించిరి. 25 మంది బీద బడిపిల్లలకు ఉచిత మధ్యాహ్నిక భోజన సదుపాయము ఏర్పాటుకు గ్రామస్థులు 32 కుంచముల ధాన్యము 5 రూపాయలు బహూకరించిరి. గ్రామ సహాయకుల పొలములో శ్రమదాన రూపమున వరి కంపోస్టు గోతులుకూడ త్రవ్విరి.

కిలపర్తిపాలెం పాఠశాల భవన శంకుస్థాపన

విజయనగరం తాలూకా, గజపతి నగరం బ్లాకులో చేరిన దేవులపల్లిమధుర ''కిలపర్తి పాలెం'' గ్రామంలో శ్రీ కిలపర్తి సన్యాసినాయుడు, సత్యనారాయణనాయుడుగార్లు ఉచితంగా గ్రామ బాలబాలికల పురోభివృద్ధినెంచి ఇచ్చిన భూమిలో, ప్రాథమిక పాఠశాల భవన శంకుస్థాపనను శ్రీ తమిరి వెంకటాచార్యులుగారిచే జరుపబడినది.

జాతీయ పతాకము శ్రీ పి. జగన్నాథం (తాలూకా కాంగ్రెసు సెక్రటరీ) గారిచే ఆవిష్కరణ గావింప బడినది.

బహిరంగసభ స్థానిక పాఠశాల బాలురు పి. సన్యాసిరావు, ఎస్. సూర్యనారాయణ, పాడిన ''నమోహిందుమాతా'' పాటలో ప్రారంభమైనది. సభకు శ్రీ ఆదుర్తి కామోజీరావు అధ్యక్షత వహించిరి.

సభాప్రారంభకులు శ్రీ తమిరి వెంకటాచార్యులు (ఎ.ఎస్.పి) గారు తమ ప్రారంభోపన్యాసంలో ''కిలపర్తిపాలెం'' అల్పజనాభాగల చిన్న గ్రామమైనను, శ్రీ కిలపర్తి సన్యాసినాయుడు, శ్రీ కిలపర్తి సత్యనారాయణగార్ల నాయకత్వముతో సమైక్యత ఏర్పడి వారు పాఠశాలకు వలయు భూమి దానముగా ఇచ్చినందుకు ప్రశంసించారు.

శ్రీ డి. నారాయణరావు (విలేజీ లెవల్ వర్కరు) శ్రీ గొల్లపైడపునాయుడు, శ్రీ గొర్లె అప్పలనాయుడు, శ్రీ పడాల జగన్నాథంగార్లు స్థానిక పాఠశాల అధ్యాపకుడు శ్రీ జి. దేముడుగారు మాట్లాడారు.

సభాధ్యక్షులు శ్రీ ఆదుర్తి కామోజీరావుగారు మాట్లాడుతూ, శ్రీ కిలపర్తి సన్యాసినాయుడు శ్రీ కిలపర్తి సత్యనారాయణనాయుడుగార్ల ఏకత్వ భాతృత్వములను ప్రశంసించారు.

పీఠాపురం సమితిలో గ్రామ సహాయకుల శిక్షణ శిబిరం

పీఠాపురం పంచాయతీ సమితి ఆధ్వర్యాన లక్ష్మీనరసాపురం గ్రామంలో గ్రామ సహాయకుల శిక్షణ శిబిరం జరుపబడెను. శ్రీ ఆర్. వి. పి. రామారావు జండా ప్రతిష్టాపన గావించారు. శ్రీ శ్రీరంగం అధ్యక్షత వహించారు. శ్రీయుతులు సి. రాధాకృష్ణమూర్తి, వై. వి. రత్నం, బాలాజీ సింగ్, ఇందుమతిక్లాస్, మొదలగువారు మాట్లాడారు.

శ్రీ పట్టాభిగారిచే బహుమతుల ప్రదానం చేయబడెను. వివిధ వినోద ప్రదర్శనాలతోపాటు ''ఆగ్రపుడ్డీన్'' మ్యాజిక్ ప్రదర్శనం, సినిమా ప్రదర్శనం, ''రైతుభూమి'' నాటక ప్రదర్శనం గావింపబడెను. శ్రీ కె. వెంకట్రావుగారి వందన సమర్పణంతో కార్యక్రమము ముగిసెను.

పిడుగురాళ్ల సమితి

పల్నాడు తాలూకా మోర్జంపాడు గ్రామములో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవ సందర్భమున పిడుగురాళ్ల పంచాయతీ సమితివారిచే మేలాఉత్సవములు వైభవోపేతముగాజరుపబడినవి. చుట్టుప్రక్కల గ్రామములనుండి 10 వేలకుపైగా ప్రజలు వచ్చి మేలాఉత్సవములలో పాల్గొనిరి. సదరు మేలాలో సమితి వారిచే వ్యవసాయ, పశుసంక్షేమ, సాంఘికవిద్య స్త్రీ సంక్షేమ, ప్రజారోగ్య వస్తుప్రదర్శనములు యేర్పాటు చేయబడినవి. గుంటూరు అసిస్టెంటు పబ్లిక్ రిలేషన్సు ఆఫీసరు వారిచే ప్రత్యేక ప్రదర్శనం యేర్పాటు చేయబడినది. పిల్లుట్ల హైస్కూలు విద్యార్థులు లోక చిత్ర వస్తుప్రదర్శన యేర్పాటు చేసిరి.

మాచవరం గ్రామస్థులు 'పంచాయితీరాజ్యం వర్ధిల్లాలి' అను నినాదములతోకూడిన ప్రభను, యెద్దులబండిపై నలంకరించి బ్యాండు వాద్యములతో మేలా ఉత్సవములో పాల్గొనిరి.

అలంకరించిన యెద్దులబండిపై గుంటూరు జిల్లా కలెక్టరు శ్రీ జి.వి.యస్. మణి, జాయింటు కలెక్టరు శ్రీ టి. లక్ష్మారెడ్డి, గుంటూరుజిల్లా పరిషత్ సభ్యులు శ్రీ గుట్లపల్లి కోటయ్య పిడుగురాళ్ల పంచాయతీసమితి అధ్యక్షులు శ్రీ నందేల ఆంజనేయులు రెడ్డిగార్లను మంగళ వాయిద్యములతో ఊరేగింపు జరుపబడినది.

జిల్లాకలెక్టరు శ్రీ జి.వి.యస్. మణిగారికి ప్రదర్శనశాల ముఖద్వారమువద్ద పిల్లుట్ల హైస్కూలు ఎన్.సి.సి విద్యార్థులచే వందనవిన్యాసము సమర్పించబడినది. తరువాత జయజయ ధ్వానముల మధ్య కలెక్టరుగారు మేలా ప్రారంభోత్సవము జరిపిరి. జాయింటు కలెక్టరు గారిచే ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవము జరుపబడినది. శ్రీ గుట్లపల్లి కోటయ్యగారు పతాకావిష్కరణ జరిపిరి.

గుంటూరు జిల్లాపరిషత్ సభ్యులు శ్రీ గుట్లపల్లి కోటయ్యగారి అధ్యక్షతన బహిరంగ సభ జరుపబడినది. శ్రీ జి.వి.యస్. మణిగారు సభను ప్రారంభించారు.

పంచాయతీసమితి అధ్యక్షులు శ్రీ నందేల ఆంజనేయులురెడ్డిగారిచే సమితి నివేదిక సమర్పించబడినది.

పల్నాటికవులు శ్రీ కన్నెగంటి వీరభద్రాచారి గారిచే పంచాయతీ రాజ్యమునుగూర్చిపద్యరత్నములు చదువబడినవి.

సమితి అధ్యక్షుని వందన సమర్పణతో సభ ముగించబడినది.

ప్రదర్శనలో ఆంబోతులు, యెద్దులు, కోడెలు, కుక్కలు, సీమజాతికోళ్లు, పొట్టేళ్లు ప్రదర్శించబడినవి.

ఎద్దుల బండిలాగుట, బండలాగుట పందెములు, గొర్రెపొట్టేళ్ల పందెములు. సాముగరిడీలు ప్రదర్శించబడినవి. మేలా కమిటీ వారిచే బహుమతుల నిర్ణయం జరుపబడినది. సమితి ఉపాధ్యక్షులు శ్రీ కొత్త వెంకటేశ్వర్లుగారి అధ్యక్షతన సభ యేర్పాటుకాబడి శ్రీ బొజ్జా ఆదినారాయణరావు యం.యల్.సి. గారిచే గెలుపొందిన పశువులకు, ప్రదర్శకులకు బహుమతిప్రధానం జరుపబడినది. మేలా కమిటీ తరఫున శ్రీపున్నాల రమణారెడ్డిగారు [illegible].

మేలాకమిటీవారి కృషిని, మోర్జంపాడు పౌరుల సహకారమును ప్రశంసిస్తూ శ్రీ నందేల ఆంజనేయులురెడ్డిగారి వందన సమర్పణతో సభ ముగింపు చేయబడినది.

బండి పందెములలో గెలుపొందినవారు: 11 బస్తాలు యిసుక బరువుగల బండిలాగుట—1వ ప్రైజు, 1. శ్రీ బాదం వీరారెడ్డి మొదటిబహుమతి 680 అడుగులు, 2. శ్రీ పాశం పుల్లారెడ్డి రెండవబహుమతి 530 అడుగులు. 9 బస్తాల యిసుక బరువుబండి లాగుట: 1. శ్రీయామని రామకోటయ్య మొదటిబహుమతి 539 అ., 2. శ్రీ తంగెడ మల్లికార్జునరావు రెండవబహుమతి 538 అ., బండలాగుట: 1. శ్రీ శంకర గోపిరెడ్డి మొదటి బహుమతి 513 అ., పంచాయతీ ప్రెసిడెంటు (మోర్జంపాడు), 2. శ్రీ బండి శేషిరెడ్డి రెండవబహుమతి 402 అ. పశువుల అందాలపోటి: 1. శ్రీ శంకర గోపిరెడ్డి, 2. శ్రీమతి పాశం వెంకటరావమ్మ, 3. శ్రీ యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి, 4. శ్రీ బాదం చెన్నారెడ్డి, 5. శ్రీ యామని సుబ్బయ్య 6. శంకర పెదస్వామిరెడ్డి. నాటికానాటకములలో బహుమతులు: ఉత్తమనాటిక: అభ్యుదయ కళా సమితి పిడుగురాళ్లవారి ''మానవుడు''. ఉత్తమ నాటకము: పిల్లుట్లవారి ''అన్నాచెల్లెలు''.

రాజోలు తాలూకా కేశవపల్లిలో రూరల్ డిస్పెన్సరీ ప్రారంభోత్సవం తూర్పుగోదావరి జిల్లాపరిషత్తు అధ్యక్షులు శ్రీ తోట రామస్వామి జరిపినప్పటి చిత్రం. ఆ రోజుననే గ్రామ పంచాయతీ భవన ప్రవేశోత్సవంజరిపిన శ్రీ బొళ్ళ సత్యనారాయణమూర్తి శ్రీ మంగెనవేణుగోపాలం, జిల్లాకాంగ్రెసు అధ్యక్షులు శ్రీ రుద్రరాజు రామలింగరాజు చిత్రంలో వున్నారు.

ఎకరాకు 6702 పౌనుల పంట

బందరు, ఫిబ్రవరి 16:— 1959—60 లో కృష్ణాజిల్లాలో అత్యధిక పంట దిగుబడి పోటీలలో పాల్గొన్న 2,000 మంది రైతులలోనూ ఎకరాకు 6,702 పౌనుల ధాన్యం సుమారు నలభై బస్తాలు పండించి, గన్నవరం తాలూకా దావాజీగూడెం వాస్తవ్యులు శ్రీ కొల్లి నాగభూషణం ప్రథమ బహుమతి పొందారు. బహుమానాన్ని నిన్న కృష్ణాజిల్లా పరిషత్తు సమావేశంలో ఉపాధ్యక్షుడు శ్రీ మండలి వెంకటస్వామి వారికి అందజేశారు. (ప. వి)

(8వ కాలం తరువాయి)

రాగిచెక్క పగరునీటితోగాని, లేక పొటాషియం పెర్మాంగనేటు లోషనుతోగాని, కడిగి [illegible] నూనెతో కలిపి, పుల్లతో పుండ్లకు రాయాలి.

అవుదూడలు నూనెత్రాగినప్పుడు చికిత్స:— 1½ తులం సోడావుప్పు, తులం శొంఠి, బెల్లంతో కలిపి తినిపించాలి. అప్పుడు అవుదూడలు నూనె త్రాగుట మానివేయును.

[ఆకాశవాణి సౌజన్యంతో]

రైతు రాజ్యం

పాడి పంటలు

కందిమొక్కలకు పూత రాలుతున్నప్పుడు చేయవలసిన చికిత్స:— బి. హెచ్.సి. 5 శాతం ఒక ఔన్సుకు రెండు గాలన్ల నీరు చొప్పున కలిపి చల్లాలి. పదిశాతం డస్టు చేసినా మంచిదే. డి. డి. టి. 50 శాతం ఒక ఔన్సుకు 1 న్నర గాలన్ల నీళ్లు చొప్పున కలిపి చల్లాలి. కందికి పురుగుబడి కాపు ఆగిపోతున్నప్పుడు గూడా బి. హెచ్. సి. 10 శాతం డస్టు చేయవలెను. అప్పుడు కంది మంచి కాపుకాయగలదు.

పొగతోటకు అనుకూలమైన భూములు:— పొగతోటలకు నల్లభూములు, పాటి భూములు చాల మంచివి.

పొగతోటకు వచ్చే నల్లచుక్క తెగులుకు చికిత్స:— బాసుడిన్ ఒక ఔన్సు నాలుగుగాలన్ల నీళ్లలో కలిపి చల్లాలి. అప్పుడు నల్లచుక్క తెగులు తగ్గుతుంది.

పొగతోటలకు వచ్చే ఎర్రచుక్క తెగుళ్లకు చికిత్స:— ఈ తెగులును నివారించాలంటే మొక్కలు నాటకముందు, ఆఖరిచాలులో ఎకరానికి నాలుగు పౌనులచొప్పున గంధకం చల్లాలి. తరువాత మొక్కలపైనగూడా చల్లాలి.

పొగతోటలకువచ్చే మఖిల తెగులుకునివారణ:— చికిత్స:— లిన్‌డిన్ నీళ్లలో కలిపిగాని, పొడిమందుగాని చెట్టు మొదట్లో చల్లాలి.

పొగతోటకువచ్చే బుడ్డ తెగులుకు వచ్చే చికిత్స:— ఈ జబ్బు వచ్చినప్పుడు మొక్కల్ని పీకివేసి, లోతుగావున్న గుంటల్లో పాతిపెట్టాలి. దానికి మందేమీ లేదు.

పొగతోటలకు వచ్చే మసి, ముడత తెగుళ్లకు చికిత్స:— మసి తెగులుకు గంధకం డస్ట్ చేయాలి. ముడతరోగానికి హెచ్. ఇ. టి. పి. ఒక ఔన్సు 4 గ్యాలన్ల నీళ్లలో కలిపి చల్లాలి.

పొగతోటకువచ్చే మల్లెకు చికిత్స:— మొక్కలను పీకివేయాలి. కాల్చివేయాలి. పొగతోటలకు, పేను, పేనుబంక పట్టినప్పుడు హెచ్. ఇ. టి. పి. ఒక ఔన్సు 4 గాలన్ల నీళ్లతో కలిపి చల్లాలి.

పొగతోటకువచ్చే లద్దెపురుగు రెక్కల పురుగుకు: కాల్షియం ఆర్సెనేటు, అర ఔన్సు, మన్నం ఒక ఔన్సు, గ్యాలను నీళ్లలో కలిపి చల్లాలి. ఎండ్రిన్ 0.03 శాతం ఒక ఔన్సు నాలుగు గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపి చల్లాలి.

పొగతోటకుపట్టే పేనుకు హెచ్. ఇ. టి. పి. ఒక ఔన్సుమందు నాలుగు గ్యాలన్ల నీళ్లతోకలిపి పంపుతో కొట్టాలి. యకరానికి నూరు గాలన్ల వరకు పంపుతోకొట్టాలి.

పొగతోటకువచ్చే సీతాఫలం తెగులుకుచికిత్స:— ఈతెగులు కాండంలో వున్న చిన్నగదుల్లో ప్రవేశించి మొక్కల్ని పెరగనివ్వదు. అందుకని ఈ తెగులువచ్చిన మొక్కల్ని పీకివేయాలి. తత్తిమ్మా మొక్కల్ని రక్షించుకోవాలి.

పొగతోటకువచ్చేబొబ్బర తెగులుకు చికిత్స:— దీనికికూడా ప్రత్యేకించి మందేమీ లేదు. మొక్కల్ని పీకివేయాలి.

పొగతోటకు వచ్చే మొదలుకుళ్ళు తెగులుకు: క్యూప్రెస్‌ఆక్సైడు 1 న్నర గాలన్ల నీళ్లతో కలిపి చల్లాలి.

ఆముదపుచేలకువచ్చే దొంతు పురుగుకు చికిత్స:— సాలిడాల్ టెన్స్ కిరసనాయిల్లో కలిపి చల్లాలి. పెరాథియన్ చల్లిన తగ్గిపోతుంది. చేనులో పెట్రోమాక్సు దీపాలు పెట్టిన తగ్గిపోతుంది.

ఆముదపుచెట్లకి పట్టే నల్లని మూడు నామాల పురుగుకి చికిత్స:— ఎండ్రిన్ ఒక ఔన్సుకి నాలుగు గ్యాలన్ల నీళ్లు కలిపి చల్లాలి.

వరిపైరుకువచ్చే దుంపతెగులుకు చికిత్స:— దారుకాలంలో నాలుగు గ్యాలన్ల నీటిలో ఒక ఔన్సు ఎండ్రిన్ కలిపి చల్లాలి. నాటినతరువాత ఒక నెలకు మరొకసారి ఇదేమోతాదులో చల్లితే ఈ తెగులు నివారించబడుతుంది.

ఇసుకనేలలో వరిపంట పెంచాలంటే బాగా దొడ్డెరువు, పచ్చెరువు వుపయోగించాలి. అప్పుడు వరి బాగా పండగలదు.

వరికివచ్చే మెడవరుపు తెగులుకు చికిత్స:— ఈజబ్బు రాకుండావుండాలంటే ముందుగా విత్తనాలను ఎగ్రొసాన్‌జన్‌లో 1 న్నర మణుగులకు 4 నుంచి ఆరు ఔన్సులచొప్పున కలిపి విత్తనాలు చల్లాలి. తరువాత నారుమళ్లలో బోరో మిశ్రమం చల్లాలి. తర్వాత ఒక నెలరోజులకి చల్లాలి.

వరికి వచ్చే తాటాకు తెగులు:ఈతెగులు తగిలిన ఆకులుతెలుపుగా గీతలుగా మారుతాయి ఈ క్రిమి ఆకుల్లో ప్రవేశించి ఆకుల్లో వున్న పచ్చదనాన్ని అనివేస్తుంది. బి. హెచ్.సి 5 శాతం ఎకరానికి, 15నుంచి 20పౌనులవరకు చల్లాలి.

వరికివచ్చే తాలు కంకి తెగులుకు చికిత్స ఒక క్రిమివల్ల వస్తుంది. కంకి తెల్ల బడి పోతుంది. కంకి వేయ గానికి 20 రోజులు ముందుగా ఒకసారి ఎండ్రిన్ 20 శాతం ఒక ఔన్సుకి, నాలుగు గ్యాలన్ల చొప్పున నీళ్లు చల్లాలి.

వరిపైరుకు వాడవలసిన పచ్చి ఎరువులు:గానుగ, సీమతంగేడు, జిల్లేడు, తంగేడు, వేప మొదలైనవి.

వరికి వచ్చే అగ్గి తెగులు:బి.హెచ్. సి. 50శాతం ఒక ఔన్సులో నాలుగు గ్యాలన్ల నీళ్లు చొప్పున కలిపి చల్లాలి.

వరికి తెల్లపేన్ను వేస్తున్నప్పుడు చికిత్స:— పాలుపు పోసుకోనేముందు ఎండ్రిన్ ఒక ఔన్సుకి నాలుగు గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపి చల్లాలి.



ఇటీవల పెద్దాపురంలో జరిగిన తూర్పుగోదావరిజిల్లా పశుప్రదర్శన పోటీలలో ప్రథమ బహుమతిపొందిన శ్రీ ముప్పన సోమరాజుగారు పెంచుచున్న ''యార్కుషైర్'' సీమపంది

వరిపేన్ను మిడతలు కొట్టేస్తున్నప్పుడు చికిత్స:బి. హెచ్. సి. పదిశాతం డస్ట్ చేయాలి.

వరిఆకుకు తెల్లపురుగు పట్టినప్పుడు ఎండ్రిన్ ఒక ఔన్సు నాలుగు గ్యాలన్ల నీళ్లచొప్పున కలిపి చల్లాలి.

వరిపైరు బాగా పెరిగినప్పుడు అమ్మోనియా ఎక్కువగా వాడరాదు. సూపర్‌ఫాస్పేట్ ఎక్కువగా వుండే టట్లు చూచుకోవాలి.

వరి పైరుకు వచ్చే వేరు పురుగుకు ఎండ్రిన్ ఒక ఔన్సు నాలుగు గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపిచల్లాలి.

వరిపైరుకు వచ్చే గొట్టం తెగులుకు:పొలమంతా నీరు పెట్టి వరిపైరుమీదుగాతాడుతో లాగితే పురుగంతా నీళ్లతో రాలిపోతుంది. తరువాత బి. హెచ్. సి. పదిశాతం పొడరులో కొంచెం దుమ్ము కలిపి, పైరుమీద చల్లాలి.

వరినారు మళ్లకు ఆకు పురుగులు పట్టినప్పుడు:మొక్కమొలిచిన తరువాత 15 రోజులకు ఒక ఔన్సు ఎండ్రిన్ 4గ్యాలన్ల నీళ్ళతో కలిపి చల్లాలి. నారు వేయ బోయే టప్పుడు మరొకసారి చల్లాలి.

రాగి పైరుకు మొవ్వులో పురుగు పడినప్పుడు ఎండ్రిన్ ఒక ఔన్సు 4గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపి పెట్టాలి.

ఆవాలకు పురుగు పట్టి ఆకులను తినివేస్తున్నప్పుడు:ఎండ్రిన్ ఒకఔన్సు, 4గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపి కొట్టాలి.

గోధుమ:మూడు నెలల్లో పంటకొస్తుంది. వేరుశెనగపిండి అమ్మోనియాసల్ఫేట్‌కలిపివేయాలి. నల్లరేగడి నేల మంచిది.

గోధుమకు పశువు తెగులు వచ్చినప్పుడు:ఈరోగాన్ని నివారించేందుకు ఈ రోగాన్ని నిరోధించే గోధుమవిత్తనాన్నే వాడాలి. మందేమీలేదు.

వరికి ఎరువులు:నాటకముందు 50 పౌనుల అమ్మోనియా సల్ఫేట్ 100పౌనుల సూపర్ ఫాస్ఫేట్ కలిపి వెయ్యాలి. కలుపు వేసేటప్పుడు 50 పౌన్లఅమ్మోనియా వెయ్యాలి.

మామిడి తోటలకు అనుకూలమైన భూములు: చవిటి భూములు, రాతి నేలలు తప్ప, అన్ని అనుకూలమైనవే. నీరు త్వరగా ఇంకే లోతైన గరపనేలలు చాలామంచివి.

మామిడికి వచ్చే మెల్‌డ్యూ తెగులు:ఈ తెగులు వల్ల మామిడి పూత రాలిపోతుంటుంది. గంధకం పొడి ఒకసారి, బోర్డో మిశ్రమం ఒకరోజు చల్లాలి.

జీడిమామిడి పెరిగే ప్రదేశం పెంచేవిధానం: సముద్రమట్టానికి రెండు వేల యడుగుల ఎత్తున, ప్రాంతంలో 130 అంగుళాల వర్షపాతం వున్న ప్రదేశాల్లో ఇసుక భూముల్లో 35 అంగుళాల వర్షపాతం వున్న ఈ చెట్లు పెరుగుతాయి.

మంచి బరువైన విత్తనాన్ని ఎన్నుకొని, అడుగు లోతున గుంటత్రవ్వి, ఒక్కొక్క గుంటకి రెండు లేక మూడు గింజల్ని జూన్‌నెల తొలకరిలో నాటాలి. 20 రోజుల్లో మొక్కలు బైటకు వస్తాయి. ఒక నెలతరువాత గుంటకు ఒక మొక్క చొప్పున వుంచి తతిమ్మ మొక్కల్ని తీసి ఇంకొకచోట నాటాలి. యకరానికి వందచెట్లు వుండేటట్లు చూడాలి. నాలుగయిదు సంవత్సరాలలో తోట కాపుకివస్తుంది.

మామిడివచ్చే బూడిద తెగులుకు బోర్డో మిశ్రమం, గంధకం కలిపి చల్లితే చాలు. డి. డి.టి 50 శాతం, ఒక ఔన్సుకి రెండు గ్యాలన్ల నీళ్లు చొప్పున కలిపి, ఆకులపైన కొమ్మలపైనచల్లాలి.

మామిడిచెట్లకు ఆకులు రాలిపోతున్నప్పుడు: వేరుశనగపిండి, సూపర్‌ఫాస్పేటు కలిపి, చెట్టుకు పౌను చొప్పున వేయాలి.

జీడిమామిడిపూత రాలిపోతున్నప్పుడు హెచ్. ఇ. టి. పి. ఒక ఔన్సు 4 గ్యాలన్ల నీళ్లతోకలిపి చల్లాలి.

మామిడిపూత రాలిపోతున్నప్పుడు డి. డి. టి. ఔన్సుకి, 1 న్నర గ్యాలన్ల నీళ్లచొప్పున కలిపి పంపుతో కొట్టాలి.

అంటుమామిడి చెట్టుకు పిందెలు శనగ గింజ అంత పడుతున్నప్పుడుక్యాప్రొసానిట్ ఒక ఔన్సును 4 గాలన్ల నీళ్ల చొప్పున కలిపి చల్లాలి.

మామిడిచెట్టు మొదలు పుచ్చిపోతున్నప్పుడు: బోర్డో పేస్టు రాయాలి.

మామిడి మొదళ్లకు వేరుకు చెదలుపడితే:— చెట్టుచుట్టూ అర అంగుళం లోతున త్రవ్వి బి. హెచ్. సి. పదిశాతం పొడి చల్లాలి.

సముద్రతీరాన వుండే జీడిమామిడి ఎర్రబడుతున్నప్పుడు:— ఉప్పునీరు తగలటంవల్ల గాని, ఎరువు తక్కువ అవటంవల్లగాని, జరుగవచ్చు. నాలుగుపౌనుల వేరుశనగపిండి, రెండుపౌనుల సూపర్‌ఫాస్పేటు, మూడుపౌనుల అమ్మోనియా సల్ఫేటు, తొలకరిలో వేయాలి.

మామిడిచెట్లకు ఎరువు:— ఒక్కొకచెట్టుకి 70 పౌనుల పశువుల ఎరువు, 10 పౌనుల ఎముకల పొడి, 20 పౌనుల బూడిదవేసి నీరుపెట్టాలి.

మామిడికి నాలుగు అంగుళాల పురుగుపడి చెట్టును డొల్లచేస్తున్నప్పుడు:— డి. డి. టి. 50 శాతం ఒక ఔన్సుకి, 1 న్నర గాలన్ల నీళ్ల చొప్పున కలిపి చల్లాలి.

మామిడి సేద్యం:— చెట్టుచెట్టుకి మధ్య 40 నుంచి 60 అడుగుల దూరం, 3 అడుగుల లోతూ, 3 అడుగుల వెడల్పు 30 పౌనుల పశువుల ఎరువు, 1 న్నర పౌనుల ఎముకల పొడి, 2 న్నర పౌనుల కొయ్యబూడిద, వర్షాలకు ముందుగా వేసి పూడ్చాలి.

చిక్కుడుకువచ్చే గొంగళి పురుగు:— పెరాథియన్ నాలుగు గ్యాలన్ల నీటితో కలిపి, ఆకులో క్రిందిభాగానికి, తగిలేటట్లు చల్లాలి. ఈమందు విషపూరితమైనది. అందుకని చాలా జాగ్రత్తగా వాడాలి.

అనపపాదులను ఎలుకలు కొడుతున్నప్పుడు జింక్ సల్ఫేట్ వాడాలి. పిల్లలు, పిల్లలకు అందు బాటులో వుండకుండా చూసుకోవాలి. అప్పుడు ఎలుకలబాధ తప్పుతుంది.

చిక్కుడుకు వచ్చే పేనుబంక: రెండుశాతం హెచ్. ఇ. టి. పి. మందును పంపుతో కొట్టాలి. లేక గిజరాయిల్ ఔన్సుకు రెండు గ్యాలన్ల నీళ్ల చొప్పున పంపుతో కొట్టాలి.

చిక్కుడుకు పూత నిలువనప్పుడు:— దీనినే ఫంగస్ తెగులు అంటారు. పైకి కనుపించకుండా కాడలో పురుగు వుంటుంది. ఫెరినాక్సు ఒక ఔన్సు రెండుగ్యాలన్ల నీటితో కలిపి, పంపుతో కొట్టాలి. అప్పుడు చిక్కుడుపూత రాలదు.

గుమ్మడికాయకు వచ్చే కుళ్ల పురుగు తెగులుకు లిండెన్ ఒక ఔన్సు 4 గ్యాలన్ల నీళ్లతోకలిపి చల్లాలి.

సొరలీగకువచ్చే బూడిద తెగులుకు:— ఈ తెగులువస్తే పిందెలువచ్చే సమయానికి, ఆకు పండబారిపోతుంది.

చికిత్స: ముందు గంధకం చల్లాలి. వారంరోజుల తరువాత ఫెరినాక్సు ఒక ఔన్సు, మూడు గ్యాలన్ల నీళ్లతో కలిపి చల్లాలి.

చిక్కుడుఆకులు పసుపురంగు తిరిగినప్పుడు: పెరాథియాన్, ఒక ఔన్సు 5 గాలన్ల నీళ్లతో కలిపి పంపుతో ఆకుల క్రిందా పైనా చల్లాలి.

బలం చాలకపోతే, వేరుశనగ పిండి, అమ్మోనియా సల్ఫేటు, కలిపి చెట్టుకు పౌనుచొప్పున వేయాలి.

దొండచెట్టుకు పురుగులుపట్టి ఆకులు రాలి పోతున్నప్పుడు : ఎండ్రిన్ ఒక ఔన్సు, నాలుగు గ్యాలన్ల నీళ్లచొప్పున కలిపి పంపుతో కొట్టాలి.

చిక్కుడు నల్లటి పురుగులు పట్టినప్పుడు:— హెచ్. ఇ. టి. పి. ఒక ఔన్సు మందుకు 4 గ్యాలన్ల నీళ్లు కలిపి చల్లాలి.

బీరతోటకు కాపుపట్టిన తరువాత, ఆకులు ఎండిపోయే బూడిద, తెగులుకు:— క్యాప్టామర్ ఔన్సు మందుకు 1 న్నర గ్యాలన్ల నీరు కలిపి వారం వ్యవధితో రెండుసార్లు నీళ్లు చల్లాలి.

పశువైద్యం

పొట్లాటలో ఎద్దుకాలు పక్కగా తన్నుకుపోయి, వాపుచూపినపుడు చేయవలసిన చికిత్స:— కొబ్బరినూనె ఎనిమిదిపాళ్ళు, హారతికర్పూరం ఒక తులం, కలిపి మర్దనచేయాలి. ఎముక ఇరిగిందో లేదో ముందుగా పరీక్షచేయించి చికిత్సకు పూనుకోవాలి.

ఆవుపేడ పలుచగా గుల్లగావేస్తూ పాలు తక్కువగా ఇస్తున్నప్పుడ చికిత్స:— ఇది అజీర్ణవ్యాధి. మూడుతులాల సోడావుప్పు, మూడు తులాల సొపుగింజలు, అరఔన్సు టించర్ నక్సువమికా, మూడుతులముల శొంఠి, రెండుతులముల అస్సభేది, బెల్లంతో ముద్దచేసి, వారం రోజులు తినిపించాలి. అప్పుడు మీ ఆవు ఆరోగ్యంగావుండి పాలు బాగా ఇవ్వగలదు.

పశువు డొక్క, ముఖముమీద కణితలు వాచినప్పుడు : — చికిత్స : ఐడిన్ మలాంతో మర్దన చేయాలి.

పశువులు ఉచ్చత్రాగుతున్నప్పుడు చికిత్స :— పశువు తనమూత్రం త్రాగుతున్నప్పుడు, మూడు మాసములోనే బలహీనమైపోతుంది. మెడ త్రిప్పకుండా కట్టివేయాలి. సామాన్యంగానైతే ఆహారంలో వుప్పులోపించినపుడు మూత్రమును త్రాగుతుంటుంది. అప్పుడప్పుడు కొంత వుప్పు తినిపిస్తు జనరల్ మిక్సర్ రెండు లేక మూడుతులాలు దాణాలో ఇవ్వాలి. మూసాంబరంపొడిని బెల్లంతో కలిపి బొడ్డుదగ్గర రాయాలి. అప్పుడు పశువుమూత్రం త్రాగుట మానివేయగలదు.

ఎద్దుకొట్టకోడెకు పుండై పురుగులు పడుతున్నప్పుడు చికిత్స:— పురుగులన్ని తీసివేసి, ఉప్పువేసిన గోరువెచ్చని వేడినీళ్లతో కడిగి, కర్పూర తైలం, కొబ్బరినూనె, సమభాగాల్లో కలిపి దూదిలో ముంచి, గాయంపైన వేసి కట్టాలి. రెండురోజులు గడిచినాక కట్టువిప్పి పుండును శుభ్రపరచి, నల్లానిలమైడు పొడరు బాగా చల్లి లింట్‌బట్టతో కట్టుకట్టాలి. ఇలా వారానికి రెండుసార్లుచేస్తే వుండు మానిపోతుంది.

పశువులు ఎక్కువగా తుమ్ముతున్నప్పుడు :— నత్తగుల్లలువున్న నీటిని త్రాగిన పశువులకు ముగుబంతి అనే వ్యాధి వస్తుంది. అందువల్ల గూడా పశువులు తుమ్ముతుంటాయి. ముగుబంతి అనే జబ్బుకు మామూలు మందులు పనికిరావు. ఇంజక్షన్లు చేయించాలి. అయినా ఇలాచేస్తే తుమ్ములు తగ్గవచ్చు. రెండుతులాల హారతి కర్పూరం, రెండుతులాల అమ్మోనియం కార్బొనేటు, మూడుతులాల శొంఠి, రెండు తులాల మిరియాలు,240 చుక్కల జేమాయిల్ బెల్లంతో కలిపి మూడురోజులు తినిపించిన తగ్గవచ్చు.

పశువు మూత్రంలో తెలుపురంగు జిగురులాంటిది వెళ్లిపోతూ బలహీనమైపోతున్నప్పుడు చికిత్స :— పొటాషియం అయొడైడు రెండు గ్రాములు,టించర్‌నక్సువమికా అరఔన్సు, శొంఠి మూడు తులాలు, బెల్లంతో ఒకరోజు తినిపించాలి. మరునటిరోజు లైకర్ ఆర్సెనికాల్సిస్ అరఔన్సు దాణాలోకాని,నీళ్లలోగాని, నాలుగురోజులు త్రాగించాలి.

పశువు మెడమీద వెంట్రుకలు వూడినచోట నల్లటి మచ్చలు తయారవుతున్నప్పుడు :— లైకర్ ఆర్సెనిక్ కాల్సెస్ నూటఏభై చుక్కలు, పొటాషియం అయొడైడ్ నలభై వడ్లగింజల ఎత్తు టించర్ నక్సువమికా ఇరవై చుక్కలు, బెల్లంతో కలిపి అయిదురోజులు తినిపించాలి. వెంట్రుకలు వూడిపోయినచోట విరోచనవుప్పు మందునీళ్లలో కలిపి, ఆ నీళ్లతో ప్రతిరోజు కడుగుతూ వుండాలి.

ఎద్దుకు విత్తుకొట్టిన తరువాత వంపువచ్చి పదిహేను నిముషములవరకు పడిపోయినప్పుడు (మూర్ఛవచ్చినప్పుడు) :— ఈ లక్షణాలనుబట్టి చూస్తే ఇది మూర్ఛవ్యాధి అనిపిస్తుంది. పొటాషియం బ్రోమైడు అరఔన్సు, సోడియం బ్రోమైడు అరఔన్సు, అమ్మోనియా బ్రోమైడ్ అరఔన్సు, బెల్లంతోకలిపి వారంరోజులు తినిపించాలి. వారానికొకసారి, కాల్షియం ఎగ్లూకోనేటు, ఇంజక్షను చేయించినయడల ఇంకా తొందరగా జబ్బు తగ్గిపోతుంది.

గేదె ఈతసమయంలో గూడా పొదుగుచేయనప్పుడు చికిత్స :— నెలరోజులకు ముందునించే పొదుగుకు అప్పుడప్పుడు వంటాముదం రాస్తూ వుండాలి. కాల్షియం లాక్టాటు అరఔన్సు, చేపనూనె ఔన్సు కలిపి, వారంరోజులు ఇవ్వాలి.

పశువుల చెవిలో చీమువుండి అంటి వున్నప్పుడు :— నీటితో చెవిని కడగగూడదు. స్పిరిటుతోగాని, సారాయితోగాని, పుల్లకు దూది పెట్టి చెవిని శుభ్రపరిచి, నల్లానిలమైడు పొడరు, చేపనూనెలో కలిపి, చెవిలోపోసి పొడిదూదితో రంధ్రాన్నిమూయాలి. ఇలా అప్పుడప్పుడుచేస్తూ వుంటే చెవిమరి తక్కువ అవుతుంది.

ఆవుకు కణిరిపట్టి దొంత రోమంపెరిగి వూడిపోతున్నప్పుడు చికిత్స :— ఇలాంటి జబ్బు సాధారణంగా పశువులకు గాళ్లరోగంతగిలి తక్కువ అయిన తరువాత వస్తుంది. నేలవేము మూడు తులాలు, టించర్ నక్సువమిక్ అరఔన్సు, అస్సభేది రెండుతులాలు, మంచిగంధకం మూడుతులాలు, పన్నెండుతులాల బెల్లంతో కలిపి ముద్దచేసి వారం రోజులు తినిపించాలి.

పశువులమీద జోరీగలు వాలుతున్నప్పుడు :— వేపనూనె, ఇంగువ, మంచినూనె, కలిపి రాయాలి.

గేదె పెదవి ఎర్రగా వాపు, చీము వున్నప్పుడు చికిత్స :— పెదవిని శుభ్రంగా పెర్మాంగనేటు ల్లోషనుతో కడిగి నల్లానిలమైడు పొడరు అప్పుడప్పుడు వ్రాస్తూవుంటే వుండు తగ్గిపోతుంది.

గేదెదూడ బలహీనంగావున్నప్పుడు చికిత్స :— కడుపులో ఏటికపాములు వుండవచ్చు. వున్నట్లైతే రెండు ఔన్సుల ఆముదం, 150చుక్కల కర్పూరతైలం, అల్లరసంతో కలిపి, ఒకరోజు పట్టించాలి. తరువాత చేపనూనె, అరఔన్సు, కాల్షియం లాక్టేటు మూడుడ్రాములు, బెల్లంతో కలిపి, నెలరోజులు తినిపించాలి.

పశువులకువచ్చే గొంతువాపు లేక గురురోగం— ఇది సాధారణంగా వర్షాలు ఆరంభమైనప్పుడు, ఈ రోగక్రిములు, పచ్చిగడ్డిద్వారా, పశువు శరీరంలో జొరబడతాయి. 108 డిగ్రీల జ్వరం వుంటుంది. నాలుక వాస్తుంది. వూపిరి ఆడక పోవచ్చు. దగ్గుగూడా వుంటుంది. ఈ జబ్బు తగిలిన కొన్నిగంటల్లో పశువు మరణిస్తుంది. చికిత్స : వర్షాలు పడకముందే వ్యాధినిరోధక టీకాలు వేయించవలెను. జబ్బుతగిలిన తరువాత నిరోధించటం చాలాకష్టం. సల్ఫామెజతిక్ ఇంజక్షన్ చేయిస్తే కొన్నిపశువులు బ్రతికే అవకాశం లేకపోలేదు.

పశువులకువచ్చే సిమిరి అంటే తోకవెంట్రుకలు రాలిపోతూవుంటాయి. లక్షణాలు : తోక వెంట్రుకలు వూడిపోవటం. సామాన్యంగా ఈ జబ్బు గోమార్లు కరవటంవల్ల వస్తుంది. చికిత్స : వేపనూనె, గంధకం కలిపి, ప్రతిరోజా తోకకు రాస్తూ వుండాలి.

పశువులకువచ్చే పారుడువ్యాధి లేక పెద్దరోగం: లక్షణాలు : సామాన్యంగా ఈ జబ్బు సూక్ష్మజీవులవల్ల వస్తుంది. ఈ జబ్బు తగిలిన పశువులకు అతిజ్వరం, మందకొడితనం, రోమములు నిక్కపొడుచుకొని వుండటం, నల్లకస్తువేయటం, వణుకులు, కండ్లనుంచి పుసికారుట, ముక్కునుండి, నోటినుండి చొంగ, పలచగా పేడవేయుట మొదలయినవి. ఈ వ్యాధి క్రిములు దేహంలో ప్రవేశించిన మూడురోజుల నుండి, తొమ్మిదిరోజుల్లో వ్యాధి చిహ్నములు కనపడతాయి. చికిత్స : ఈ వ్యాధిసోకిన తరువాత నిరోధించటం చాలకష్టం. ముందుగానే వ్యాధినిరోధక టీకాలు వేయించటం చాలామంచిది. ఈ జబ్బు వచ్చిన పశువులకు సల్ఫామెజతాక్ ఇంజక్షన్ఇస్తే కొన్నైనా బ్రతికే అవకాశం లేకపోలేదు. అలాచేస్తే ఆ పారుడువ్యాధి తగ్గవచ్చు.

పశువులకువచ్చే వూగండి వాకనాము :— సామాన్యంగా ఈ జబ్బు వాన జొన్నమొక్కలు, మిరప అల్లం, ఆముదపు ఆకులు తిన్నప్పుడు వస్తుంది. ఎందుచేతనంటే వీటిలో ఒకవిధమైన విషపదార్థం వుంటుంది. ఈ జబ్బుసోకిన తక్షణం ఆవకాయపచ్చడి తినిపించాలి. అదీ వీలుకాకపోతే ఎండుమిరపకాయలునూరి, నీళ్లలో కలిపి గొట్టంద్వారా త్రాగించాలి. సోడియం థియోసల్ఫేటు ఇంజక్షన్ ఇప్పిస్తే వెంటనే తగ్గిపోతుంది. లేదా సవాసేరు బెల్లం, పావుశేరు చింతపండురసంతో త్రాగించాలి. 30 వడ్లగింజల ఎత్తు పొటాషియం పర్మాంగనేటు, సవాశేరు బెల్లంతోగాని, చింతపండు పులుసుతోగాని త్రాగించాలి. అప్పుడు వాను రోగం తగ్గవచ్చు.

పశువులకువచ్చే గాలికుంట లక్షణాలు : ఈ జబ్బు వచ్చిన పశువులకు కాళ్ళు, నోరు, మొదలైన చోట్లల్లో, ఒకవిధమైన పొక్కులు వస్తాయి. అందువల్ల పశువు మేతమేయలేదు. నడువలేనిస్థితిలో వుంటుంది. ఈ జబ్బుని అనేక పేర్లతో పిలుస్తారు. ఇది మనుష్యులకు మశూచికములాంటిది. అంటే పశువులకువచ్చే మశూచికమన్నమాట. గాలికుంట, మెత్తగాళ్ళు, మొదలగు అనేకపేర్లు వుంటాయి. ఇది అంటువ్యాధి. చికిత్స : డెక్కలసందులో వచ్చినపుండ్లు చాలాబాధగావుంటే, తవుడు, మైలుతుత్తం, నీళ్లలో కలిపి, ఉడకపెట్టి గోనెసంచుల్లోవేసి, పగలుమాత్రమే కట్టుకట్టాలి. లేదా మైలుతుత్తం నీళ్లలో శుభ్రంగా కడిగి, అయొడిన్ అయింటు మలాముగాని, లేక కొబ్బరినూనెతో వేపనూనె కలిపిగాని రాయాలి. దూది వుండ పైనవుంచి పగలు మాత్రమే కట్టుకట్టాలి. ఇకనోటికివచ్చిన పొక్కులకు తుమ్మచెక్కగాని,

(మిగతా 2వ కాలంలో)

1952 గనుల చట్టం

మైన్స్ సర్వేయర్ల కాంపిటెన్సీ సర్టిఫికెట్ పరీక్ష

మైన్స్ సర్వేయర్ల కాంపిటెన్సీ సర్టిఫికెట్ పరీక్ష ధన్‌బాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అండ్ అప్లయిడ్ జియోలజి వద్ద 15—6—61 వ తేదీన జరుగును. రుసుము రు. 20 మాత్రమే. అభ్యర్థులు 16—4—61 తేదీకి సర్వేయింగులో 2 సం.ల ప్రాక్టికల్ అనుభవం కలిగి ఉండవలెను. అందులో కనీసము ఆరుమాసములు, సగటున నెలసరి 1,000 టన్నులు తక్కువ కాకుండా ఉత్పత్తి అయ్యే గనిలో భూమిలోపల వర్కింగ్ సర్వేయింగ్‌లో ప్రాక్టికల్ అనుభవం పొందివుండవలెను. పరీక్ష వివరములు, దరఖాస్తు నిర్ణీత ఫారము, ఈస్టరన్ రైల్వే, ధన్‌బాద్, బోర్డు ఆఫ్ మైనింగ్ ఎగ్జామినేషన్స్ చైర్మన్, చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ మైన్సు ఆఫీసునుండి పొందవచ్చును.

నిర్ణయించిన ప్రకారం మైన్ సర్వేయింగ్‌లో ప్రాక్టికల్ ట్రెయినింగు పొందివుండనివారున్ను సరైన ప్రథమ చికిత్స సర్టిఫికెటు కలిగివుండనివారున్ను దరఖాస్తుచేయనవసరములేదు.

నిర్ణీత ఫారములో దరఖాస్తులు [illegible] పూర్తిచేసి, 16—4—61 లోగా [illegible] ఈస్టరన్ రైల్వే, ధన్‌బాద్, చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ మైన్స్, బోర్డు ఆఫ్ మైనింగు ఎగ్జామినేషన్సు చైర్మన్ ఆఫీసుకు పంపుకోవలెను.

డి. ఎ.—723 (12) 60

కాంగ్రెస్ ప్రదర్శనం 1961, బెంగుళూరు

(మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యమున)

సుభాష్ నగర్ లో

1961 మార్చి 2వ వారంనుంచి ప్రారంభము.

ప్రదర్శకులకు అపూర్వమైన అవకాశం.

★ స్టాల్సుకు దరఖాస్తులు తీసుకొను కడపటి తేదీ 25-2-61.

★ మీ స్టాల్సు వెంటనే రిజర్వు చేసుకొనండి.

★ ప్రాస్పెక్టసుకు వ్రాయండి.

జనరల్ సెక్రటరి,

కాంగ్రెస్ ఎగ్జిబిషన్ 1961,

కాంగ్రెస్ హౌస్, రేస్‌కోర్సు రోడ్డు, బెంగుళూరు-1.

మీ కోరికలు నెరవేరడానికి

సహాయం కావాలి

పొదుపు చేయడం— క్రమం తప్పకుండా పొదుపుచేయడం—మీరు కలలుగనే కోరికలు నెరవేరడానికి మంచి మార్గము.

కెనరా బ్యాంకు మీరు పొదుపుచేసేట్లు సహాయంచేయడానికి అపూర్వమైన, అనుకూలమైన స్కీములు ఏర్పాటుచేశారు. వీటిలో మీ అవసరములకు బాగాసరిపోయే స్కీమును నిర్ణయించుకొని దానిప్రకారం పొదుపు చేయండి.

★

1. 3 సం. 5 సం. క్యాష్ సర్టిఫికెట్లు.
నేడు రు. 81—00 పెట్టుబడి పెట్టండి. 5 సం.ల తరువాత మీకు రు. 100 వస్తుంది.
నేడు రు. 88.75 పెట్టుబడి పెట్టండి.3 సం.ల తరువాత మీకు రు.100—00 వస్తుంది.

★

2. కొత్త లైఫ్ క్యుములేటివ్ డిపాజిటు స్కీము.
ప్రతినెల రు. 5—, రు. 10—, రు. 20 లేదా రు. 50—ల చొప్పున కొని మా క్యుములేటివ్ డిపాజిట్టు స్కీములో పెట్టుబడి పెట్టండి.

★

3. వడ్డీలేని లోన్ సేవింగ్సు డిపాజిటు స్కీము.
ఇండియాలో మొట్ట మొదటిసారి మేము అపూర్వమైన ఈ స్కీమును ప్రవేశపెట్టినాము ఈ స్కీము ప్రకారం మీరు శ్రద్ధగా పొదుపు చేస్తే, వడ్డీలేని లోన్ అవకాశం తీసుకొని ఆఋణం మొత్తంమీద వడ్డీ సంపాదించవచ్చు. ఋణము సులభవాయిదాలపై తీర్చవచ్చును.

మీరు కలలు గన్న కోర్కెలు నెరవేరడానికి మమ్ము సహాయం చేయనీయండి.

కెనరా బ్యాంకు లిమిటెడ్

(స్థాపితము : 1906)

రిజిస్టర్డు ఆఫీసు: లైట్‌హౌస్‌హిల్, మెంగుళూరు | అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు: బెంగుళూరు | విదేశపు శాఖలు: బొంబాయి, కలకత్తా, మద్రాసు

మీకు సేవచేయడానికి దేశమంతటా 85 బ్రాంచీలు పైగా వ్యాపించి ఉన్నవి.

CB/GAA

భారత రైతులకు సహకార బ్యాంకి

నవంబరులో రిజిస్టర్ అయిందని కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటన

కలకత్తా, ఫిబ్రవరి 16:— భారతదేశరైతుల సహకారబ్యాంకు ఒకటి ఏర్పాటుచేయబడినదని కేంద్ర వ్యవసాయమంత్రి డాక్టర్ పంజాబ్‌రావు దేశముఖ్ నిన్న ఇక్కడ ప్రకటించారు.

భారత కృషకసమాజ్‌కు చెందిన అఖిలభారత రైతులమండలి 11వ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ బ్యాంకును కృషక్ సమాజ్ గత నవంబరులో రిజిస్టర్ చేసినదని, దీని ఒక్కొక్క షేరువిలువ రు100 అనీ, ఈ వాటాలను త్వరలోనే ప్రజలకు అమ్ముతారని ఆయన తెలియచేశారు.

ఈ బ్యాంకును పటిష్ఠం చేయటానికి ఉదారంగా సహాయపడవలసిందిగా ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ బ్యాంకుకు ప్రధాని శ్రీ నెహ్రూ ఆశీస్సులు కలవనీ, డాక్టర్ సి. డి. దేశ్‌ముఖ్ ఒక డైరెక్టరుగా ఉండటానికి అంగీకరించారనికూడ ఆయన ఈ సందర్భంలో చెప్పారు.

కొత్త కోణాలు

మనస్తత్వంలోనూ, భావాల్లోనూ మార్పు రానప్పుడు, ఇతరవిధాలుగాఎంత పెద్దమార్పు వచ్చినట్లు కనుపించినా, ఆ మార్పు శాశ్వతంగా నిలిచేది అయివుండదు. అది వట్టి పైపూత మాత్రమే అవుతుంది. అంటే మనిషిలో భావవిప్లవం రానంతకాలం సాంఘిక, రాజకీయ, ఆర్థికరీత్యా వచ్చే విప్లవాలకు ఒక అర్థమంటూ ఉండదు. మనిషి మనస్సులో విప్లవం రాకుండా ఇలాంటి విప్లవాలు ఎన్ని వచ్చినప్పటికీ అవి నాగరికతకు ఏమాత్రం దోహదం చేయకపోగా, సంఘానికి గంగిరెద్దు బొంతలాగా బరువుగా తయారయి కూచునే ప్రమాదం కూడా వుంది.

ప్రస్తుతం మన దేశంలో ఈ లాంటి పరిస్థితే కనుపిస్తున్నది. పూర్వం మనదేశంలో అనేకమతాలు సజీవ స్వరూపంలో ఉండేవి. ఆ మతాలకోసం ప్రజలు కొట్టుకుని చచ్చారు. ఇప్పుడా మతాలు పోయి రాజకీయాలు వచ్చాయి. వీటికోసం ప్రజలు కొట్టుకుని చస్తున్నారు. మతాలకు, సిద్ధాంతాలకు, రాజకీయాలకు, ఇచ్చినంతస్థానం మనిషికీ, మనిషి మనస్సుకూ ఇవ్వడం లేదు. ఎన్ని సిద్ధాంతాలు పుట్టినా, ఎన్ని రాజకీయాలు సాగినా, అవన్నీ మనిషికోసమేననీ, సంఘానికి మూలం మనిషి అనీ మరచిపోతున్నారు.

ఈ వైఖరివల్ల సంఘంలో ఎక్కడికక్కడ అరలు ఏర్పడి మనుష్యులమధ్య భావైక్యత కలుగటానికి బదులు, ఒకవిధమయిన టెన్షన్ ఏర్పడుతుంది. ఈ టెన్షన్ సంఘాన్ని ఒక పిచ్చివాళ్ళ [illegible] తయారు చేస్తుంది.

ప్రస్తుతం మన దేశంలో ఈ భావగతమయిన 'ప్రచ్ఛన్న యుద్ధపరిస్థితి' హెచ్చుగా కనుపిస్తుంది. మానసికభావగతమయినపరిణామంకంటే, ఇతర విధానయిన అభిప్రాయాలకు హెచ్చుస్థానం ఇవ్వడం వల్ల మనం ఒక మనిషిని అంచనా వేసేటప్పుడుకానీ, అతన్ని అర్థంచేసుకోడానికి యత్నించేటప్పుడుకానీ, అతడిని యథాతథంగా అవగతం చేసుకోవడానికి యత్నించకుండా అతడి రాజకీయాలనుబట్టీ సిద్ధాంతాలనుబట్టీ ఇతర విధాలుగా అతడు మనస్సుకు తగిలించుకున్న అనేక తొడుగులను బట్టీ మనం ఆ మనిషిని అవగతం చేసుకుని ఒక నిర్ణయానికి రావటం జరుగుతున్నది. ఈ పద్ధతిని అవలంబించటం వల్ల మనుష్యులు అతి ముఖ్యమయిన మనస్సును అవతలకు నెట్టివేసి, తమమధ్య ఒకరు లేనిపోని అడ్డుగోడలను నిర్మించుకుంటున్నారు. ఈ అడ్డుగోడలు కూలిపోయినప్పుడే సంఘం ముందడుగువేస్తుంది. ఇవి ఉన్నంతకాలం సంఘం డ్రెయినేజీలేని నగరంలాగా కుళ్ళిపోతుంది.

పార్టీలకోసం, పదవులకోసం, రాజకీయప్రచారం కోసం, మతం కోసం జరుగుతున్న కృషిలో పదవవంతు విప్లవమయినకృషి సంఘంలో భావవిప్లవాన్ని ప్రోత్సహించడానికి జరగటం లేదు. మానవ మనోవికాస కృషికోసం జరుగుటం లేదు.

అధికారంపట్ల, పదవులపట్ల, ధనార్జనపట్ల చూపబడుతున్నంత ఉబలాటం వైజ్ఞానికాభివృద్ధిపట్ల చూపబడటంలేదు. దేశమంతా రాజకీయపార్టీలలో ప్రాబల్యం కల నాయకుల భజనకూటాల కింద మారిపోతున్నది. ప్రజలకు తమలో తమకు నానాటికీ విశ్వాసం సన్నగిల్లి, ఏ చిన్న మార్పు కావాలన్నా, ప్రభుత్వం కోసం ఎదురు చూడటం జరుగుతుంది. ఈ దురదృష్టకర పరిస్థితినుండి, ఈ ఊబినుండి ప్రజలను బయటకు లాగడం ప్రతి భావవాది కర్తవ్యం. ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ఈ నవచైతన్యోద్యమాన్ని ప్రదీప్తం చేయడానికి ప్రచారం చేయ డానికి యత్నించాలి. చదువుకున్న యువకులు, మధ్యతరగతిలోని ఉన్నత స్థాయికి చెందినవారు ఈ విజ్ఞాన సంఘాలు ప్రతిచోటా స్థాపించి, ఈ సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. వీరు వైజ్ఞానిక కార్యక్రమ నిర్వహణ, ప్రభుత్వం అండదండలకోసం కాని, రాజకీయ పార్టీల అండదండలకోసం కాని ఎదురు చూడరాదు. వారంతట వారే స్వశక్తిని కేంద్రీకరించి కృషిచేయాలి. ఆటపాటల ద్వారా, సాంస్కృతిక చర్చల ద్వారా, నాటక, గాన, నృత్య వినోద ప్రదర్శనాలద్వారా, సాంస్కృతికరీత్యా భావవిప్లవాన్ని తీసుకో వచ్చినపుడు సంఘంలో ముందు ఒక పరిశుద్ధమైన వాతావరణం ఏర్పడి, ఆ తరువాత ఏ విప్లవాన్ని కాని, పరిణామాన్ని కాని సమ్యక్‌శాస్త్రీయ దృష్టితో అవగతం చేసుకుని ఆదరించగల అవకాశం ఏర్పడుతుంది. ప్రజలలో ఆత్మవిశ్వాసం, స్థైర్యం కూరుతాయి. క్రొత్తకాంతి జీవితంలో తళుకొత్తుతుంది.

—మధు

'అమెరికాలో ఎన్నికలు' ప్రదర్శనం

విజయవాడలో ప్రారంభం

విజయవాడ, ఫిబ్రవరి 15:— అమెరికా ప్రజాస్వామ్యం, అక్కడ ఎన్నికల ప్రాధాన్యంగురించి భారతీయులు ఎక్కువగాతెలుసుకోవాలనీ, అట్టి విషయాలను నేడిక్కడ ప్రదర్శించిన 'అమెరికా అధ్యక్షుని ఎన్నికల ప్రదర్శన' మూలంగా తెలియజేయ గలదనీ శాసనమండలి అధ్యక్షులు శ్రీ జి. ఎస్. రాజు నిన్న సాయంత్రం రామమోహన గ్రంథాలయం హాలులో విజయవాడ ఇండో అమెరికన్ కల్చరల్ అసోసియేషన్, మద్రాసు అమెరికా సమాచార కార్యాలయంకలసి ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షునిఎన్నికఫోటోల ప్రదర్శనకు అధ్యక్షత వహిస్తూ అన్నారు.

ఈ ప్రదర్శనను శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

అమెరికా సమాచార కార్యాలయం సంస్కృతీ సంబంధాల అధికారి శ్రీ థామస్ ప్రదర్శన ఉద్దేశ్యాలను వివరించారు. ప్రదర్శన ఫిబ్రవరి 18 రకూ ఉంటుంది. ప్రవేశం ఉచితం.

మహారాష్ట్రలో పన్నుల హెచ్చింపు

బొంబాయి, ఫిబ్రవరి 15:— మహారాష్ట్ర అసెంబ్లీలో 1961—62వ బడ్జెటును ప్రవేశపెడుతూ, ఆర్థికమంత్రి ఒక కోటి రూపాయలు ఆదనంగా గల, అధికపన్నులను విధించారు. ఈసంవత్సరాదాయం 11.62 కోట్లు: వ్యయం 11.69 కోట్లు. కాగాలోటు 0.07 కోట్లు.



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ యన్. వెంకటేశ్వరరావు, విజయవాడ	30—00
ఒక భక్తుడు, నెల్లూరు	15—00
శ్రీ మూరుపాని వేదాద్రయ్య, వరంగల్లు	12—51
శ్రీ యన్. మధుసూదనరావు, కొమరవోలు	10—00
శ్రీ నేరెళ్ళ లక్ష్మీనరసయ్య, వరంగల్లు	5—01
శ్రీ నాల్ల యాదగిరి, యినుగుర్తి	5—00
శ్రీ నాల్ల లక్ష్మీనరసయ్య, యినుగుర్తి	5—00
శ్రీ నాల్ల వెంకట్రామనర్సయ్య, యినుగుర్తి	5—00
శ్రీ బొల్లం కందయ్య, నర్సింహులపేట	5—00
శ్రీ బొల్లం లింగయ్య, నర్సింహులపేట	5—00
శ్రీ గోవిందుల నర్సయ్య, కొయ్యాడ	5—00
శ్రీ బ్రహ్మదేవర గోపయ్య, వరంగల్లు	5—00
శ్రీ కొమరవెల్లి దుర్గయ్య, వరంగల్లు	5—00
శ్రీ మాశెట్టి కాంతయ్య, కాశికల్లు	5—00
శ్రీ వెరికలపల్లి శితయ్య, కొత్తపల్లి	5—00
శ్రీయుతులు కర్రా లింగారెడ్డి అండ్ యాగ రామచంద్రం, కొండూరు	5—00
శ్రీ యర్ర వీరమల్లు, మాటేడు	5—00
టీచర్సు అండ్ స్టూడెంట్సు ఆఫ్ ది వేమన జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూలు, కదిరి	5—00
శ్రీ ఉప్పలపాటి తమ్మయ్య, వడలి	5—00
శ్రీ ఉప్పలపాటి ఆదిలక్ష్మి, వడలి	5—00

రూ. 3—00 విరాళ మిచ్చినవారు: కైలాస రామలింగం, యర్రం పుల్లయ్య, దామెరశెట్టి రాజన్న, యర్రం నర్సయ్య అండ్ గునిశెట్టి రాజశేఖరం, గుమడవెల్లి వెంకటమల్లయ్య.

రూ. 2—00 విరాళ మిచ్చినవారు: బి. హనుమంతు.

రూ. 1—00 విరాళ మిచ్చినవారు: యర్రం వెంకటరెడ్డి.

నిన్నటివరకు వసూలయిన
మొత్తం: 1,40,841—26

వెరశి: 1,41,006—78

అర్హులైన బీద విద్యార్థులకు సహాయం

ప్రభుత్వం కలుగజేస్తుందని ఆర్థిక మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 16:— ఆర్థిక పరిస్థితివల్ల చదువు కొనసాగించలేని తెలివిగల, బీద విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం సంతోషంతో సౌకర్యాలు కలుగజేస్తుందని ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నిన్న సాయంకాలం ఇక్కడ తెలియజేశారు.

సికింద్రాబాద్ కళాశాల వార్షికోత్సవ సందర్భంలో మాట్లాడుతూ శ్రీ బ్రహ్మానందరెడ్డి క్రిందటి సంవత్సరం తెలివిగల బీద విద్యార్థులకు అప్పుగా ఇవ్వడానికి ప్రభుత్వం కొంత మొత్తం కేటాయించిందన్నారు. అప్పు ఇవ్వడంకూడా విద్యార్థులను ప్రోత్సహించడమేననీ, అప్పు తిరిగి విద్యార్థులు చెల్లించగలరనీ, అయితే తిరిగి చెల్లించకపోయినా ప్రభుత్వం దానిని లెక్క చేయదనీ మంత్రి వివరించారు. తగినవారికి ఈ సౌకర్యం కలుగజేయకపోతే దేశానికి గొప్ప నష్టం వాటిల్లగలదన్నారు.

విద్యార్థులు దేశంలో పర్యటించి దేశం ఎలా అభివృద్ధి పొందుతున్నదో తెలుసుకోవాలన్నారు. ఇటువంటి పర్యటనలవల్ల విద్యార్థుల విజ్ఞానం పెరుగగలదన్నారు.

నూతన భవన నిర్మాణానికి కోరిన రు. 2 లక్షల విషయం ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆర్థికమంత్రి కళాశాల ప్రధానాధ్యాపకులకు హామీ ఇచ్చారు. విద్యార్థులు శీల సంపదను పెంపొందించుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి పోటీలలో విజేతలకు బహుమతులు పంచిపెట్టారు. ప్రధానాధ్యాపకులు శ్రీ అహమ్మదుద్దీన్ వార్షిక నివేదికను అంతకుముందు సమర్పించారు. విద్యార్థుల యూనియన్ అధ్యక్షుడు శ్రీ రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రికి స్వాగతం చెప్పారు.

యలమంచిలిలో వ్యవసాయ పశుప్రదర్శన

యలమంచిలి, ఫిబ్రవరి 12 — ఈగ్రామములో నిర్మించబడిన పశువైద్యశాలకు జిల్లా కలెక్టరు శ్రీ బి. ఆర్. కె. శాస్త్రి ప్రారంభోత్సవం చేశారు.

ఈ ప్రారంభోత్సవంతోబాటు జిల్లా, పశు, వ్యవసాయ, ఫలప్రదర్శనలు ఫిబ్రవరి 9, 10 తేదీలలో జరిగినవి. ఈ ప్రదర్శనలలో పశువులు, కోళ్లు, గ్రామీణ పారిశ్రామికాభివృద్ధిశాఖ, స్త్రీ సంక్షేమశాఖ, పాడుపు ఉద్యమశాఖ, జిల్లా వ్యవసాయశాఖలు పాల్గొన్నాయి.

పశుసంరక్షణశాఖ డైరెక్టరు, జిల్లా వ్యవసాయ పశువైద్యశాఖాధికార్లు, పార్లమెంటు సభ్యులు శ్రీ మిస్సుల సూర్యనారాయణమూర్తి, జిల్లా పరిషత్ సభ్యులు శ్రీ వూటుకూరి రామస్వామి, శ్రీ వూసపాటి మాధవవర్మ ప్రభృతులు తాలూకాలోని పలువురు రైతులు హాజరైరి.

1959—60 సం.నకు యీ జిల్లాలో ఎక్కువగా వరిపండించిన చోడవరం కాపురస్తులు శ్రీ అచ్చిబాబునకును, చెరకు పండించిన పెనుగొల్లు కాపురస్తుడు శ్రీ దంతులూరి అప్పారావునకును, వేరుశనగ పండించిన జొన్నవలస కాపురస్తుడు శ్రీ సి. హెచ్. అప్పల నరసింహరాజునకును ఒక్కొక్కరికి రు 100 లు విలువగల సేవింగ్సు బాండులనూ, తాలూకాలో ఎకరము 1కి ఎక్కువగా వరిపండించిన శ్రీ సి. వి. సూర్యనారాయణరాజుకు, చెరకు పండించిన శ్రీ దంతులూరి అప్పారావునకు ఒక్కొక్కరికి రు 50 లు విలువగల వ్యవసాయపనిముట్లు జిల్లా కలెక్టరుచే బహూకరించారు. శ్రీ డాక్టరు ప్రకాశరావు సేవను రైతులు కొనసంగుచున్న సలహాలకు ప్రత్యేకముగఅభినందించి పూలదండలు వైచిరి. భవననిర్మాణము గావించిన ఇరువురు వడ్రంగి, తాపీమేస్త్రీలకు బహుమతులు కలెక్టరుచే యివ్వబడెను. శ్రీ జి. ఎల్. నారాయణ మాట్లాడిన పిదప శ్రీ కోరిమిల్లి వీరభద్రరావు వందన సమర్పణలు గావించిరి.

ప్రదర్శనమునకు వచ్చిన పశువులకు బహుమతు లొసంగుటకుగాను జడ్జీలచే పరిశీలన గావింపబడెను. తదుపరి పెద్దాపురం బృందము వారిచే పశుసంపదను గూర్చి బుర్రకథ గావింపబడెను. సాయంత్రము శ్రీ సి. వి. సూర్యనారాయణరాజ అధ్యక్షతను బహిరంగసభ జరుపబడెను. జిల్లా మున్సబు శ్రీ కె. వి. రమణమూర్తిచే మేలురకపు పశువుల యజమానులకు, మేలురకపు కూరగాయలు, వ్యవసాయోత్పత్తి గావించిన రైతులకు 120 పైగా బహుమతు లొసంగబడెను. శ్రీ ఆకెళ్ళ శ్రీహరి వందనసమర్పణలతో సభ ముగిసెను. ప్రదర్శనశాల బహుజనాకర్షణీయమైనదిగా నిర్మింపబడెను. అనుదినము 5,000 ల ప్రేక్షకులుపైగా విచ్చేసిరి.

నాగరాష్ట్రావతరణ ఉత్సవం ఏర్పాట్లు

కొహిమా, ఫిబ్రవరి15:— ఫిబ్రవరి 18వ తేదీని నాగరాష్ట్ర ప్రారంభోత్సవం సందర్భంలో దాన్ని విఘ్నం చేయటానికి నాగా తిరుగుబాటుదారులు ఎలాంటి చర్యలకు దిగినా నిరోధించటానికి అన్ని జాగ్రత్తలుతీసుకొనబడినవని నాగప్రాంతం కమీషనర్ శ్రీ రామున్ని చెప్పారు.

కొహిమాలోను, నాగాప్రాంతమంతట గల రక్షణ దళాలు కొంతకాలం నుంచి చాల అప్రమత్తతతో ఉన్నవనికూడా ఆయన చెప్పారు.

తిరుగుబాటుదారులు తెగించిన ధోరణిలో పడి రాష్ట్రప్రారంభోత్సవాన్ని ఆపలేక పోయినా చెడగొట్టాలని చూస్తున్నారనీ, అయితే అలాంటి ప్రయత్నాలన్నిటినీ విఘ్నం చేయటానికి తగిన చర్యలు తీసికొనబడినవని ఆయన చెప్పారు.

కొహిమా పట్టణంలోని 10 వేలమంది ప్రజలు రాష్ట్రావతరణోత్సవాన్ని మరపురాని పండుగగా చేసికొనటానికి అన్ని ఏర్పాట్లు చేసికొంటున్నారు. వివిధ కొండజాతుల నృత్యబృందాలు ఇక్కడకు చేరుకొంటున్నవి.

రాష్ట్రావతరణోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన వివిధ కొండజాతులువారుకూడ జట్లు జట్లుగా కొహిమా చేరుకొంటున్నారు.

కృష్ణాజిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మహాసభ విస్సన్నపేటలో 1961 ఫిబ్రవరి 17 వ తేదీ శుక్రవారంనాడు జరుగును.

మాచ్‌ఖండ్ పడవ ప్రమాదం

శ్రీ అల్లూరి సానుభూతి

(మన విలేఖరి)

గూడూరు, ఫిబ్రవరి 15:— విశాఖపట్నంజిల్లా సిద్దిపేట గ్రామంవద్ద మాచ్‌ఖండ్‌నదిలో సంభవించిన పడవ ప్రమాదం సంగతి పత్రికలలో చదివి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు విస్మయ చకితులయ్యారు. మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున, తమ తరఫున సానుభూతి తెలుపవలసిందిగా విశాఖ జిల్లాలో జిల్లా కలెక్టరును కోరారు.

హైదరాబాద్ మేయర్‌పట్ల అభిశంసనతీర్మానం

కార్పొరేషన్‌లోని కాంగ్రెసు సభ్యునిచే సమర్పణ

హైదరాబాద్, ఫిబ్రవరి 15:— హైదరాబాద్ కార్పొరేషన్‌లోని కాంగ్రెసు సభ్యుడు శ్రీరామమూర్తినాయుడు మేయర్ వేదప్రకాశ్ దుసాజ్‌పట్ల అభిశంసన ప్రకటిస్తూ ఒకతీర్మానాన్ని నేడు కార్పొరేషన్ కార్యదర్శికి సమర్పించారు. కార్పొరేషన్ సాధారణ సమావేశం చర్చనీయాంశాలలో యీ తీర్మానాన్ని చేర్చవలసిందని ఆయన విజ్ఞప్తి చేశారు.

మేయరుగా శ్రీ దుసాజ్ కార్పొరేషన్ విశ్వాసాన్ని కోల్పోయారనీ, అందుచేత కార్పొరేషన్ శ్రేయస్సు దృష్ట్యా ఆయన రాజీనామా ఇవ్వాలని శ్రీ నాయుడు తమ తీర్మానంలో పేర్కొన్నారు. శ్రీ నాయుడు మేయరుపట్ల మొత్తం 9 ఆరోపణలను గావించారు.

విద్యుచ్ఛక్తి అభివృద్ధి పథకాల సమన్వయం

రాష్ట్రాలమధ్య అవసరమని కేంద్ర జల విద్యుత్ కమిషన్ అధ్యక్షుని సూచన

హైదరాబాద్, ఫిబ్రవరి 16:— విద్యుచ్ఛక్తి అభివృద్ధి పథకాల విషయంలో రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని కేంద్ర జలవిద్యుత్‌కమిషన్ అధ్యక్షుడు శ్రీ యం. హయ్యత్ నిన్న ఇక్కడ ప్రకటించారు.

ఒకదేశప్రజలుగా ఒక రాష్ట్ర ప్రజల శ్రేయస్సును మరొకరాష్ట్రప్రజలు సంరక్షించవలసి ఉన్నప్పటికీ, పైన సూచించిన సమన్వయంతో కలుగనున్న లాభాలను విస్మరించరాదని శ్రీ హయ్యత్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ల సంఘంలో శ్రీ హయ్యత్ ప్రసంగించారు. దేశ సహజ సంపదను ప్రజలు ఉపయోగించుకోవా లన్నారు.

జలాశయంగాని, విద్యుచ్ఛక్తి కేంద్రంగాని ఎక్కడ నిర్మిస్తున్నా రనేది పెద్దవిషయంకాదనీ, ప్రాంతీయ భావంతోపోయి విశాలభావం రావాలనీ, ఆరు విద్యుత్‌కేంద్రాలను కలిపితే, ఈ కలయికవల్ల కలిగే ఫలితాలు ఆ ప్రాంతంలో వారికే లభిస్తాయనీ శ్రీ హయ్యత్ చెప్పారు. నిధులు తక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి కలయిక ఎక్కువ ప్రయోజనకారి కాగలదన్నారు.

దేశంలో విద్యుచ్ఛక్తి అభివృద్ధిని శ్రీ హయ్యత్ సమీక్షించారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో దేశంలో కేంద్రాలు 23 లక్షల కిలోవాట్స్ శక్తిని ఉత్పత్తిచేసేవనీ, మొదటి ప్రణాళికాకాలంలో 12 లక్షల కిలోవాట్స్ శక్తి అదనంగా ఉత్పత్తిచేయగలిగారనీ, 1961 మార్చి నెలాఖరికి 17 లక్షల కిలోవాట్స్ అదనంగా ఉత్పత్తిచేయగలరని శ్రీ హయ్యత్ చెప్పారు. తృతీయ ప్రణాళిక పూర్తి అయేసరికి దేశంలో 150 లక్షల కిలోవాట్స్‌శక్తి ఉత్పత్తి చేయాలని, లక్ష్యంగా నిర్ణయించారని చెప్పారు.

ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ ఎలెక్ట్రికల్ ఇంజినీరు శ్రీ యస్. ఎ. క్వాదర్ అధ్యక్షత వహించారు. సంఘాధ్యక్షుడు శ్రీ టి. వి. క్రిష్ణరావు అభినందనలు తెలిపారు.

ఢిల్లీలో గూఢచారి చర్యలు

రాజ్యసభలో శ్రీ పంత్ వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— ఢిల్లీలో గూఢచారి చర్యలకు పాల్పడిన 8గురిని పోలీసులు అరెస్టుచేశారని, వీరిలో 4 గురిపై కేసులు మోపబడినవని, మిగిలిన నలుగురి విషయంలో దర్యాప్తు జరుగుతున్నదని నేడు హోం మంత్రి శ్రీ గోవిందవల్లభ పంత్, రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఈ గూఢచారి కార్యకలాపాలలో, కొన్ని రాయబార కార్యాలయాల చిన్న ఉద్యోగులు కూడా పాల్గొన్నారని వీరిని భారతదేశంనుంచి పంపించివేశామని ఆయన తెలియజేశారు.

ఢిల్లీలో ప్రేలుడు

ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రేలుడు ఏవో రాజకీయ—దేశాలవల్ల సంభవించినట్లుగా తానుభావించడంలేదని, ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదని, ఒకవ్యక్తిమాత్రం, శిఖుద్యారిలో, పోలీసులకు దొరకకుండా, దాకున్నాడని శ్రీ పంత్, ఇంకొక ప్రశ్నకు సమాధానం యిచ్చారు.

కృష్ణాజిల్లా పరిషత్తు బడ్జెట్

మొదటిరోజు చర్చలు

బందరు, ఫిబ్రవరి 15:— 1960—61రివైజ్డుబడ్జెట్, 1961—62 బడ్జెట్‌ను, ఆయిదవ స్థాయీ సంఘం సిఫార్సు చేసిన విధంగా కృష్ణాజిల్లా పరిషత్తు ముందు ఈ మధ్యాహ్నం ఉంచబడింది. అధ్యక్షులు శ్రీ శివరామప్రసాద్ రెండుగంటలపాటు సభకు అధ్యక్షత వహించారు. తర్వాత ఉపాధ్యక్షులు శ్రీ ముండలి వెంకటస్వామి అధ్యక్షత వహించారు.

నాన్‌బ్లాక్ ప్రాంతాలకు చేసిన కేటాయింపులు ఏమీ బాగాలేవని కాజాని వెంకటరత్నంగారు బడ్జెట్ చర్చలో విమర్శించారు.

రైల్వే అమ్మకం, సెస్సు నిధులు, రిజిస్ట్రేషన్ సర్చార్జీలలో కొంత సమితులకు పంచిపెట్టాలనీ, ఆ దృష్ట్యా బడ్జెట్‌ను సవరించాలని శ్రీ బూరగడ్డ నిరంజనరావు మున్నగువారు అభ్యంతరం తెలిపారు. కొన్ని నాన్‌బ్లాక్ సమితులపట్ల అభిమానం చూపటం జరిగిందంటూ శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు, ఇంకా పలువురు ఆక్షేపణ తెలిపారు.

విమర్శలకు డిప్యూటీ సెక్రెటరీ శ్రీ డి. సత్యనారాయణ జవాబు చెప్పారు.

జిల్లాకలెక్టరు శ్రీ వేపే, శ్రీ బాలవీర రాఘవయ్య, శ్రీ కమ్మెల అప్పారావుల సలహాపై సభను 16 తేదీ మధ్యాహ్నం మూడుగంటలకు వాయిదా వేస్తూ నిర్ణయించారు. ఈలోగా బడ్జెట్లులో తగు మార్పులు అధ్యక్షులు చేయాలని కోరడం జరిగింది.

రైల్వే కన్సల్టేటివ్ కమిటీలో శ్రీ గుత్తా రాజారావును తిరిగి 1961—62 సంవత్సరానికి పరిషత్తు ప్రతినిధిగా ఎన్నుకున్నారు. మంతెన గ్రామంలోని పరిషత్ హైస్కూలులో అదనంగా ఒక బ్లాక్ నిర్మాణానికి రు. 52 వేలు ఎస్టిమేటును మంజూరు చేశారు.

మామూలుగా జరిగే స్థాయీ సంఘాల ప్రొసీడింగ్సు రికార్డు చేయడం, సమితులకార్యక్రమ నివేదికలు, కార్యక్రమాలు పరిశీలించడం వంటివి జరిగిపోయాయి.

ఆడపిల్లలకు మరుగుదొడ్లుసమస్య

కృష్ణాజిల్లా పరిషత్తు తాలూకా హైస్కూళ్ల ఆవరణలో పక్కావిగానీ, కనీసం తడికలవిగానీ ఆడపిల్లలకు, ఉపాధ్యాయినులకు మరుగుదొడ్లు లేవని పెక్కుమంది సభ్యులు, పశ్చిమకృష్ణా విద్యాశాఖాధికారి శ్రీమతి సీతారామమ్మగారు తీవ్రంగా విమర్శించారు.

జిల్లాకలెక్టర్ శ్రీ వేపే పద్నాలుగు స్కూళ్లకు మరుగుదొడ్లు సదుపాయాలు మార్చి అఖరులోగా ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు.

'రాజ్యకలశం'

1958—59 అధికాహారోత్పత్తి సాధనలో కృష్ణాజిల్లాకు బహూకరించబడిన "రాజ్యకలశం", ఇతర బహుమానాలు పరిషత్తు అధ్యక్షులు శ్రీ శివరామప్రసాద్ పరిషత్తుసభ్యులకు వాటిని నివేదిస్తూ ఈ గౌరవం సంపాదించిన రైతులను అభినందించారు.

ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గ భవితవ్యం

రెండు మూడురోజులలో తేలిపోయే సూచనలు

భువనేశ్వర్, ఫిబ్రవరి 15:— ఒరిస్సా శాసనసభ బడ్జెట్ సమావేశం రేపు ప్రారంభం కానున్నది. ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత కాంగ్రెసు — గణతంత్ర పరిషత్తుల మిశ్రమ ప్రభుత్వాన్ని రద్దుగావించి దాని స్థానంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయం గురించి ఒరిస్సా కాంగ్రెసులో ఒకవర్గంవారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

కొత్తగా ఎన్నికైన ఉత్కళ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ విజయానంద్ పట్నాయక్ పార్టీలోని అధిక సంఖ్యాక సభ్యులు మిశ్రమప్రభుత్వాన్ని రద్దుచేయగోరుతున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్‌కు తెలియచేశారని చెప్పబడుతున్నది.

సి. సి. సి. అధ్యక్షుని కబురు అందగానే డాక్టర్ మెహతాబ్ ఒరిస్సా కాంగ్రెసులోని నూతన పరిణామాలను టెలిఫోన్‌ద్వారా శ్రీ సంజీవరెడ్డికి వివరించినట్లు తెలుస్తున్నది. డాక్టర్ మెహతాబ్ ప్రతినిధి ఒకరు నేటిరాత్రి ఇక్కడినుంచి బయలుదేరి శ్రీ సంజీవరెడ్డిని కలిసికొనటానికి కలకత్తా వెళుతున్నారు.

ఒరిస్సా శాసనసభలో ప్రస్తుతం కాంగ్రెసుపార్టీ మైనారిటీలో ఉన్నదనీ, అందుచేత కేవలం కాంగ్రెసుపార్టీ సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయటానికి జరిపే ప్రయత్నాలలో తాను భాగస్వామిని కాజాలనని డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్ పత్రికా విలేఖరులకు చెప్పారు.

మొత్తం 140 మంది సభ్యులుగల శాసనసభలో ప్రస్తుతం కాంగ్రెసు సభ్యులు 64 మంది, గణతంత్ర పరిషత్తు సభ్యులు 46 మంది ఉండగా మిగిలినవారందరు ఇతర పార్టీలకు చెందినవారు, స్వతంత్రులు.

డాక్టర్ మెహతాబ్ పత్రికా విలేఖరులతో ఇలా చెప్పారు:

"ఇతరవర్గాల సభ్యులమీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ప్రజాస్వామిక సంప్రదాయాలకు అనుగుణంకాదని నా గత అనుభవాన్నిబట్టి చెప్పగలను.

"ఏదైనా ఒక రాజకీయపార్టీలో తీవ్రమైన అభిప్రాయభేదా లున్నప్పుడు ఆ పార్టీ అధికారాన్ని చేపట్టకూడదని నా అభిప్రాయం.

"ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడు మార్పులకు సిద్ధంగా ఉండాలి. అధికారంలో ఉండటంకోసం కృతకప్రయత్నాలేమీ ఉండకూడదు."

కాంగ్రెసు కేంద్ర పార్లమెంటరీ బోర్డు సూచనలకోసం తాను ఎదురుచూస్తున్నాననీ, మిశ్రమప్రభుత్వాన్ని రద్దుచేస్తే, కాంగ్రెసు ప్రభుత్వమాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయరాదని తాను పార్లమెంటరీబోర్డుకు స్పష్టం చేశాననికూడ ఒరిస్సా ముఖ్యమంత్రి చెప్పారు.

మిశ్రమ ప్రభుత్వ వర్గానికి చెందిన ఒక ప్రతినిధి విలేఖరులతో మాటాడుతూ జనవరి 26 వ తేదీని రాష్ట్రంలో పంచాయతీరాజ్ ప్రవేశపెట్ట బడినదని, దానికోసం కొన్ని ఆర్డినెన్సులు జారీచేయబడినవని, వీటిని శాసనసభ ఆమోదించవలసిఉన్నదని, వాటిని ఆమోదించకుండానే శాసనసభ వాయిదాపడితే పంచాయతీ సమితులు అంతర్ధానమౌతాయనీ అన్నారు.

అలాగే భువనేశ్వర్ వద్ద వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన చట్టం మొదలైనవాటిని కూడ శాసనసభ ఆమోదించవలసి ఉన్నదనీ, ఇప్పుడు శాసనసభ వాయిదా పడితే ఇవన్నీ వెనుకబడి పోతాయని ఈ ప్రతినిధి అన్నారు.

పార్లమెంటులో కమ్యూనిస్టుల వైఖరి

నియోజకవర్గాల విభజనకు కమిషన్‌ను కోరగలరట

(మన విలేఖరి)

ఢిల్లీ, ఫిబ్రవరి 14:— ప్రెసిడెంట్ ప్రసంగంపై చర్చ సందర్భంలో మద్రాసు రాష్ట్రం పేరును 'తమిళనాడు'గా మార్చాలని కోరటానికి పార్లమెంటులోని కమ్యూనిస్టు పార్టీవర్గం నేడు నిర్ణయించుకొన్నది.

నియోజకవర్గాల విభజనబిల్లులో పొందుపరచినరీతిగా షెడ్యూల్డ్ కులాల నియోజకవర్గాలనుంచి జనరల్ నియోజకవర్గాలను విభజించటానికి ఒక నియోజకవర్గాల విభజన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు కోరనున్నారు. పరిపాలనా యంత్రాంగం ఈ విభజనను సక్రమంగా చేయజాలదని వారు శంకిస్తున్నారు.

భారతీయ పెట్టుబడి సంస్థ

నేడే మొరార్జీచే ప్రారంభోత్సవం

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:— విదేశ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో నెలకొల్పిన భారతీయ పెట్టుబడి సంస్థకు ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్ రేపు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సంస్థకు భారతదేశంలోని ప్రధాన నగరాలలోను, విదేశాలలోను బ్రాంచీలు నెలకొల్పుతారు.

ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి గల అవకాశాలను గురించి, అనేక వివరాలను, సమాచారాన్ని విదేశాలలోని ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఈ సంస్థ అందచేస్తుంది. విదేశ పెట్టుబడిదారులు, భారతీయులు కలిసి జాయింట్ కంపెనీలను నెలకొల్పడానికితగుప్రోత్సాహాన్ని యిస్తుంది.

అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన శ్రీ జి. యల్. మెహతా ఈ సంస్థకు అధ్యక్షుడుగా ఉంటారు.

వార్సా, ఫిబ్రవరి 15:— శ్రీ లుముంబా హత్యపట్ల నిరసనగా సుమారు 300 మంది ప్రదర్శకులు 'హంతకులు హంతకులు' అని బిగ్గరగా కేకలువేస్తూ బెల్జియం రాయబార కార్యాలయంలోనికి చొరబడి భవనమంతటినీ ధ్వంసం గావించారు. వీరిలో ఆఫ్రికన్లు కొద్దిమందిమాత్రమే వున్నారు.

5 ఏళ్లు ముందుగానే ఆహార ధాన్యాల ధరలు

నిర్ణయం అవసరమని ప్లానింగ్ కమిషన్ సభ్యుడు శ్రీమన్నారాయణ్ సూచన

కలకత్తా, ఫిబ్రవరి 16:— ధరలను స్థిరీకరించటానికి, రైతులకు తగినంత ప్రోత్సాహమీయటానికి ప్రభుత్వం ఆహారధాన్యాలకు మూడేళ్లవరకుగానీ, 5 సంవత్సరాలవరకుగానీ ముందుగానే ధరలు నిర్ణయించాలని ప్లానింగ్ కమిషన్ సభ్యుడు శ్రీ శ్రీమన్నారాయణ్ నిన్న ఇక్కడ వక్కాణించారు.

అఖిలభారత రైతుమండలి 16 వ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆహార ధాన్యాల ధరలు గిట్టుబాటు స్థాయికి మించి పడిపోయే ధోరణి కనిపించగానే అవసరమైన చర్యలు గైకొని ధరలను నిలబెట్టటంకోసం శాశ్వత పరిపాలనా విభాగాలను రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కూడ ఆయన సూచించారు. దేశంలో ధరలు స్థిరపడటానికి ఆహార ధాన్యాలనిల్వలు చాల సహాయపడగలవని ఆయన అన్నారు.

రానున్న మూడు లేక 5 సంవత్సరాలకు వ్యవసాయోత్పత్తులకు కనీసపు ధరలను ఆహార వ్యవసాయ మంత్రిత్వశాఖ వెంటనే నిర్ణయించి ప్రకటించగలదని తాను ఆశిస్తున్నట్లు శ్రీ శ్రీమన్నారాయణ్ చెప్పారు.

హృదయ వికాసానికి తోడ్పడిన బెంగాల్

ఆచార్య వినోబాభావే అభివర్ణన

ఇస్లాంపూర్,పశ్చిమబెంగాల్, ఫిబ్రవరి11:— ప్రేమ గౌరవ విశ్వాసాలతో ఆచార్యవినోబాభావే నిన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశించారు.

బెంగాలులో ఉద్భవించిన ఋషిసత్తములు విజ్ఞానులుతన హృదయ వికాసానికి తోడ్పడ్డారని స్వాగత పత్రానికి సమాధానమిస్తూ ఆచార్య వినోబాభావే తెలియజేశారు.

నిన్న ఉదయం బీహారురాష్ట్ర సరిహద్దు దాటి పశ్చిమ బెంగాలు రాష్ట్రంలో వినోబాజీ ప్రవేశించారు. పశ్చిమ బెంగాల్ సర్వోదయ కన్‌వీనర్ శ్రీ చారుచంద్ర భండారి రాష్ట్రంలో వినోబాజీ ప్రవేశించడంతోనే స్వాగతపత్రం సమర్పించారు.

ఆచార్యవినోబాభావే పశ్చిమబెంగాల్‌పట్ల తమకున్న అఖండ గౌరవాన్ని ప్రకటించారు. బెంగాలు ఘనతను ప్రశంసిస్తూ వినోబాజీఅత్యధిక భక్తితో బాష్పాంజలి ఘటించారు. కొంతసేపు మాట్లాడలేక పోయారు. నిశ్శబ్దంగాకొంచెంసేపు ఉండి తరువాత ప్రసంగించారు.

సర్వోదయ ఉద్యమానికి పశ్చిమ బెంగాల్ ఎంతగానో సహాయపడగలదనే విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఇరవై రెండు రోజులు పర్యటించి తరువాత అస్సాంరాష్ట్రంలో పర్యటిస్తారు.

బాన్సువాడలో స్వతంత్రపార్టీ స్థాపన

బాన్సువాడ, ఫిబ్రవరి 6 :— నిజామాబాదు జిల్లా బాన్సువాడ తాలూకా స్వతంత్రపార్టీ కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు శ్రీ కే. శేషాచార్యులు (అడ్వకేటు) అధ్యక్షతన జరిగెను. పార్టీ కార్యాలయము యేర్పాటుచేయబడినది.

ఈ దిగువ తాలూకా కమిటీని ఎన్నుకోవడమైనది. అధ్యక్షులు: కోనేరు సుందరరామయ్య, ఉపాధ్యక్షులు: డి. శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి: సాయసనేని భద్రయ్య, సహాయ కార్యదర్శి: కె. సత్యనారాయణ, ప్రచారక కార్యదర్శి: కోడాలి బసవయ్య, కోశాధికారి: యలమంచిలి సత్యనారాయణ, సభ్యులు: యాకూబ్, కృష్ణారావు, హనుమంతరెడ్డి, చెరుకూరి కోటేశ్వరరావు, కోనేరు మధుసూదనరావుగార్లు.

బోనస్ కమిషన్ పరిశీలనాంశాలు

కేంద్ర కార్మికమంత్రి శ్రీ నందా విశదీకరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 15:— బోనస్ చెల్లించే పద్ధతిని రద్దుచేసి దాని బదులు మరొకరూపంలో ఆ ధనాన్ని కార్మికులకు అందించటంగురించి సూచనలు చేసే అవకాశం ఇటీవల ప్రకటించబడిన బోనస్ కమిషన్‌కు కలదని కేంద్ర కార్మిక మంత్రి శ్రీ జి. ఎల్. నందా నేడు లోక్‌సభలో చెప్పారు.

బోనస్ లెక్క కట్టటంలో అనుసరించదగు విధానాలు నిర్ణయించే విషయంలోకూడ సూచనలు చేసే అవకాశం బోనస్ కమిషన్ కున్నదనీ, అదనపు ఉత్పత్తినిబట్టి బోనస్ నిర్ణయించటమా లేక ఇతర విషయాల ఆధారంతో నిర్ణయించటమా అనేది బోనస్ కమిషన్ పరిశీలించవచ్చునని మంత్రి చెప్పారు.

బోనస్ లెక్కకట్టే పద్ధతి చాల గందరగోళంగా, ఉద్రిక్తత కలిగించేదిగా ఉన్నదని యజమానులు, సిబ్బంది కూడ చెపుతున్నారని, బోనస్‌గా కాక మరొకరూపంగా కార్మికులకు బహుమతు లిచ్చే అవకాశమున్నదేమో కనుగొనటానికి తాము ప్రయత్నిస్తున్నామని కూడ శ్రీ నందా చెప్పారు.

బోనస్ కమిషన్ నిర్ణయాలను అమలు పరచటానికి శాసనం చేస్తారా? అనీ, ప్రభుత్వరంగంలోని పరిశ్రమల కార్మికులకు బోనస్ చెల్లించే విషయాన్ని కూడ ఈ కమిషన్ పరిశీలిస్తుందా? అనీ శ్రీ ఎస్. ఎం. బెనర్జీ ప్రశ్నించారు.

శాసనసంగతి అప్పటిపరిస్థితినిబట్టి ఉంటుందనీ, బోనస్ కమిషన్ నిర్ణయాలను అమలుపరచటానికి అందరూ అంగీకరిస్తే, శాసనంతో అవసరమే ఉండదనీ, అయితే శాసనం చేసే అవకాశంలేదని అనుకోరాదని శ్రీ నందా సమాధాన మిచ్చారు. ప్రభుత్వరంగంలోని పరిశ్రమల కార్మికులకు బోనస్ ఇచ్చే విషయం ముందు త్రైపాక్షిక కార్మిక స్థాయీ సంఘం పరిశీలించగలదని కూడ ఆయన చెప్పారు.

బోనస్ కమిషన్ పరిశీలించవలసిన విషయాలపై తమ అభిప్రాయాలు తెలియచేయటానికి యజమానులు 6 వారాలు వ్యవధికోరారని శ్రీ నందా అంతకు ముందు చెప్పారు.

'శ్రీరామరాజ్యం' వ్యాసరచన పోటీలు

వాసపాముల, ఫిబ్రవరి 15:— సింహాచలం కొండపైన జరుగనున్న శ్రీ రామమహాక్రతువు సందర్భంగా "శ్రీరామరాజ్యం" అను అంశంపై ఇంగ్ల భాషలోనీ, తెలుగునగానీ, పద్యరూపమునగానీ, గద్యరూపమునగానీ రచనలు వ్రాసి మార్చి 30 లోగా పంపాలి. ఆక్రతువు సందర్భంగా శ్రీ మద్రామాయణ వాఙ్మయ ప్రదర్శనం కూడా ఏర్పాటు చేస్తారనీ, వివరాలు కావలసినవారు కార్యనిర్వహణాధికారి, శ్రీ రామమహాక్రతు కార్యాలయం. సింహాచలం, విశాఖజిల్లాకు వ్రాయాలనీ కార్యదర్శి శ్రీ గోపాలరావు వ్రాస్తున్నారు.



సీలింగ్ పంకాలు:
మైతాన్ —ఏ. సి. కెపాసిటర్ టైపు 36", 48", 56" & 60"
హిరాకుడ్—ఏ. సి. కెపాసిటర్ టైపు 48", 56" & 60"
కృష్ణా —డి. సి. 36", 48", 56" & 60"

AEI

ఏ ఈ ఐ
పంకాలు మిమ్ములను
చల్లగా ఉంచి
హాయి నిస్తవి



ఆసిలేటింగ్ 16" టేబిలు పంకాలు—ఏ. సి. & డి. సి. మోడల్సు, షూష్టర్ డీలక్స్ కెపాసిటరు టైపు

వివరములకు:
అసోసియేటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్
(ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్
హెడ్డాఫీసు: క్రౌన్ హౌస్, 6, మిషన్ రో, కలకత్తా.
బ్రాంచీలు: బొంబాయి. న్యూఢిల్లీ. మద్రాసు. బెంగుళూరు. కోయంబత్తూరు. నాగపూరు

Aei-25AR Tl

రేడియో

శనివారం, ఫిబ్రవరి 18
శక 1882 మాఘ 29

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, కార్యక్రమ వివరణ, 6—40 భక్తిరంజని, 7—00 తె.వా., 7—15 విజయవాడ ఎ. 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా. 8—30 బృందగానం. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 వనితావాణి (విజయవాడ నుండి రిలే), 1—30 లలిత్ సంగీత్: హై. శారదాదేవి, 1—50 తె. వా., 2—00 ఆర్కెస్ట్రా, 2—10 ఉ. వా., 2—20 శాస్త్రీయ సంగీత్, 2—30 వాతావరణ సూచన, 3—45 బాలానందం, సాయంత్రము: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 'గ్రామవాణి', 7—00 తె. వా., 7—15 ఖవాలి, 7—30 ప్రసంగము (విజయవాడ నుండి రిలే), 7—40 ప్రసంగము (ఉర్దూ), 7—50 శ్రోతల ఉత్తరాలకు జవాబులు, 8—10 వివాహ సంగీతం, 8—15 తె. ఎమ్. దొమ్మింగో: ఏయులిన్, ఖయ్యాం, హుస్సేన్, సారంగి, 8—40 విరామ సంగీతం, 9—00 ఆం. వా., 9—15 ఉ.వా., 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వయొలిన్: నిలయ విద్వాంసుడు, 2—20 హైదరాబాద్ ఎ వలె, 2—30 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 7—40 ప్రదేశిక్ సుగమ్ సంగీత్, 7—50 హైదరాబాద్ ఎ వలె, 9—15 విద్యావతులు 'టీక, రచన: వి. సనత్‌కుమార్, 9—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని: 7—00 తె. వా., 7—15 హరి నాగ శంకరరావు నరసింహశాస్త్రి, టి. కేశవులు: వయొలిన్, చిలకలపూడి కుమారస్వామి: మృదంగం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్‌నుండి రిలే), 1—00 'వనితావాణి', 1—30 లలిత సంగీతం, 1—50 తె. వా., 2—00 బొమ్మరిల్లు, 3—00 వాతావరణ సూచన. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 భారత శిల్పి, 7—40 ఫిల్మ్ సంగీతం, 8—00 హరినాగ శంకరరావు నరసింహశాస్త్రి, టి. కేశవులు: వయొలిన్, చిలకలపూడి కుమారస్వామి: మృదంగం, 8—40 లలిత్ సంగీతం, 9—00 ఆం. వా., 9—15 వాటిక (హైదరాబాద్‌నుండి రిలే), 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, సిరాప్స్, కచ్ (ప్రాంతాల గీతం (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 తె. వా., 7—30 వాద్య మాధురి, పంచరంగ మాలిక, 8—00 మధుర గీతం. మధ్యాహ్నం: 12—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 త. వా., 2—10 వీణ, గోటువాద్యం, నిలయ విద్వాంసులు, 2—30 వంగీత గోష్ఠి, 3—00 వాతావరణ సూచన, సాయంత్రం: 5—30 పి. ఎస్. రామచంద్ర రాయ్, 7—15 త. వా., 7—30 ఎన్. కరిత, 8—00 ఎ. ముత్తయ్య: వీణ, 8—40 వాద్య సంగీతం, 8—45 వాద్యగోష్ఠి, 9—00 సంగీతామృతం, సితార్ ఎ. జి. ఉపాఖ్యానం, 9—15 మధుర సంగీతం, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము (ఢిల్లీనుండి రిలే), 11—00 వాతావరణ సూచన ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 'సుప్రభాతమ్' సంస్కృత కార్యక్రమము, వాద్య చూడామణి (ప్రత్యక్ష), 7—30 మద్రాస్ ఎ వలె, 7—45 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. మధ్యాహ్నం: 1—00 కదంబం, 1—30 ఆం. వా., 1—40 గీతమంజరి, 1—50 తె. వా., 2—00 మధుర గీతం, 2—10 ముత్తుస్వామి దీక్షిత్ పిళ్లై కార్యక్రమం (తమిళము), సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 సితార్ టి. ఎస్. శంకరన్: వేణువు, 7—00 తె. వా., 7—15 సంగీత మాల, 7—30 తిరుప్పి వలె, 8—30 రాగం ఎ. కె. సాంబశివన్, 9—00 ఆం. వా., 9—25 వాద్య సంగీతం, 9—30 పాశ్చాత్య సంగీతం, 10—30 ప్రసార సమాప్తి.

రాజమండ్రిపట్టణ వెనుకబడిన జాతుల సంఘ సమావేశం

రాజమండ్రి, ఫిబ్రవరి 13:—

తిరువరిరాయ కాంగ్రెసుభవనంలో పట్టణ వెనుకబడిన జాతులవారి బహిరంగ సమావేశం జరిగింది. 1961వ సంవత్సరపు జనాభా లెక్కలో వెనుకబడిన జాతులను చేర్చనందుకు గాను అఖిల భారత వెనుకబడినజాతులు ఫెడరేషన్ ఆదేశానుసారం నిరసనను తెలియ జేశారు.

కౌనవిస్వయలు శ్రీ టి. ఎల్.ఎస్.రెడ్డి అధ్యక్షత వహిస్తూ వెనుకబడిన వర్గాలవారికి మరో పదేండ్ల పాటైనా రిజర్వేషన్లు వుండాలన్నారు.

శ్రీయుతులు పెన్నాడ వెంకట్రాద్రి, ఆర్.వి. సీతారామారావు, కప్పగంతుల రామయ్య, కందిరెళ్ల నాగభూషణం, వారిని మల్లయ్య ప్రభృతులు ప్రసంగించారు.

ఆంధ్ర ఆర్. టి. సి. నేషనల్ వర్కర్సు యూనియన్

శ్రీ కాకాని వెంకటరత్నం అధ్యక్షతన ఏర్పాటు

విజయవాడ, ఫిబ్రవరి 14:—

విజయవాడలో ఆంధ్ర ఆర్. టి. సి. నేషనల్ వర్కర్సు సమావేశం ఇటీవల శాసనసభ్యులు శ్రీ కాకానివెంకటరత్నంగారి అధ్యక్షతన జరిగింది. పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రతినిధులు, కార్మికులు, సమావేశానికి హాజరైనారు. సమావేశాన్ని ప్రారంభించుచూ, శాసన సభ్యులు శ్రీ కాకాని వెంకటరత్నం ఆర్.టి.సి.కార్మికుల సమస్యలను గురించివుచ్చటించారు.

ఆర్. టి. సి. కార్మికులకు బహుతక్కువ వేతనాలు ఇచ్చు విధానం సరియైనది కాదన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రా కార్మికుల సంక్షేమాన్ని దృష్టించే కార్మిక సంస్థ లేకపోవుట మూలంగా ముఖ్యసమస్యలు నేటికి అపరిష్కృతంగా మిగిలిపోయివున్నవన్నారు.

పశ్చిమ గోదావరి స్టేట్, ఆయిల్ వర్కర్సు యూనియన్ అధ్యక్షులు శ్రీ. పిరిపల్లి సత్యనారాయణగారు నూతనంగా యీకార్మిక సంఘాన్ని ఏర్పరచుకోవలసిన పరిస్థితులను వివరించారు.

కృష్ణాజిల్లా స్టేట్ ఆంధ్రవర్కర్సు యూనియన్ అధ్యక్షులైన శ్రీ కార్యదర్శి కొల్లి పూర్ణచంద్రరావుగారు మాట్లాడుతూ ఆంధ్ర ఆర్. టి. సి. నేషనల్ వర్కర్సు యూనియన్‌ను సర్వశాఖల కార్మికులు బలపర్చాలని, తద్వారా కార్మికుల పరిస్థితులను మెరుగుపర్చుకోవాలిఅన్నారు. గుంటూరుజిల్లా ట్రాన్సుపోర్టువర్కర్సు యూనియన్ కార్యదర్శి శ్రీ హుస్సేన్ సాహెబ్‌గారు మాట్లాడారు. నూతన యూనియన్‌ను, ఆంధ్ర రోడ్ రవాణా కార్పొరేషన్ జాతీయ కార్మిక సంఘంగా పిలవటానికి నిర్ణయించారు.

నూతన కార్యవర్గానికి యీక్రిందివారిని ఎన్నుకున్నారు. శ్రీ. కాకాని వెంకటరత్నం : అధ్యక్షులు, శ్రీ కోడేబోయిన రాఘవయ్య, శ్రీ పగడాల నరహరిరావు ఉపాధ్యక్షులు, శ్రీ షేకు హుస్సేన్ సాహెబ్‌గారు : ప్రధానకార్యదర్శి, శ్రీ పాలడుగు నారాయణరావుగారు కోశాధిపతి; శ్రీ కె. ఆర్. వి. కె. మాళవ్య, శ్రీ పి. నాగేశ్వరరావు సహాయ కార్యదర్శులు.

చేతిపనుల కార్పొరేషన్

ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ఆలోచన

హైదరాబాద్, ఫిబ్రవరి 15:—

చేతి పరిశ్రమలలో ఉత్పత్తి అయిన వస్తువులను క్రమవిధానంలో అమ్మకం జరిపేందుకు చేతిపనుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తున్నది.

సహకార పద్ధతిలో చేతిపనుల సంఘాలను రాష్ట్ర మంతటా ఇంతకుముందే ఏర్పాటు చేశారు. వీటిలో ఉత్పత్తి అయిన వస్తువులను క్రమవిధానంలో విడుదల చేయడానికి ఈ కార్పొరేషన్ మార్గాలను అన్వేషిస్తున్నది.

లఘుపరిశ్రమలమంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ ఈ విషయాన్ని శ్రీమతి సుచేతా కృపలానికి మొన్న తెలియ జేశారు. చేనేత పనివారం సెంట్రల్ సహకార సంఘాన్ని ఆమె ఇక్కడ సందర్శించి నప్పుడు శ్రీ లక్ష్మణ్ ఈ సంగతి ఆమెకుచెప్పారు.

నల్లగొండ జిల్లాపరిషత్

1961—62 బడ్జెట్

నల్లగొండ, ఫిబ్రవరి 15:—

1961—62 బడ్జెట్ అంచనాలను నల్లగొండజిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సమావేశానికి శ్రీ టి. వి. సీతారామారావు అధ్యక్షత వహించారు.

బడ్జెట్ అంచనాల ప్రకారం సంవత్సర ఆదాయం రు 37.28 లక్షలు. ఖర్చు రు 35.37 లక్షలు. మిగులు రు 1.91లక్షలు.రోడ్లు, ఆహారోత్పత్తి మొదలగు గ్రామాభివృద్ధికి సంబంధించిన వివిధకార్యక్రమాలకు బడ్జెట్‌లో అవకాశం కలుగ జేశారని శ్రీ సీతారామారావు వివరించారు.

ఆరోగ్య కార్యక్రమాలకు రు 50 వేలు, సెకండరీ విద్యకు రు 14.62 లక్షలు, రోడ్లకు రు 6.92 లక్షలు, హరిజన, వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రు 4.73 లక్షలు, అనువర్తి లకు రు3,600, బడ్జెట్‌లోకేటాయించారు.

మిర్చి రైతులకు సదుపాయాలకై విజ్ఞప్తి

గుంటూరు, ఫిబ్రవరి 13:—

గుంటూరుజిల్లా మిర్చి ఉత్పత్తిదార్ల సమావేశం శ్రీ తమ్మా రంగారెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగింది. శ్రీ మాదల నారాయణస్వామి, శ్రీ నత్యనారాయణరెడ్డి, శ్రీ నారాయణ ప్రభృతులు పాల్గొన్నారు.

ప్రజల కోర్కె ననుసరించి తిరిగి మార్కెట్ యార్డులలో వేలంవిధానం అమలుపర్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. మిర్చి పంటదార్లకు సకాలంలో ఎరువులు మొదలగునవి సబబైన ధరలకు అందే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మిర్చి పండించే రైతులకు ప్రత్యేకంగా అప్పుఇచ్చే సౌకర్యం కలుగజేయాలని కోరారు.

కన్వీనర్ శ్రీ గుంటువల్లి వెంకటేశ్వరరావు తీర్మానాలను ప్రవేశపెట్టారు.

మందసాలో స్వతంత్రపార్టీ కార్యకర్తల సభ

మందసా, ఫిబ్రవరి 13:—

మందసా రాజావారి పూలతోట బంగాళాలో స్వతంత్రపార్టీ కార్యకర్తల సభ ఇటీవల జరిగింది. శ్రీ బి. రామమూర్తి అధ్యక్షత వహించారు. జిల్లా స్వతంత్రపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ హరికృష్ణ చౌదరి కాంగ్రెసు విధానాలను నిశితంగా విమర్శించారు.

శ్రీ నారాయణ వందనసమర్పణ చేశారు. శ్రీ నర్సిదండాశి అల్పాహారవిందు ఏర్పాటు చేశారు. మందసాలోను, హరిపురంలోనూ పార్టీ కార్యాలయాలు నడపడానికి నిశ్చయించారు.



లేసు పరిశ్రమ అభివృద్ధిఅవకాశాల పరిశీలనకు ఇటీవల నర్సాపురానికి అధికార్లబృందం వచ్చినప్పటి చిత్రం

ఉపాధ్యాయుల జీతాలు

పాతబకాయిల చెల్లింపుకు ఖమ్మం ఏజెన్సీబోర్డు ఆదేశం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

భద్రాచలం, ఫిబ్రవరి 14—

ఖమ్మం ఏజన్సీ జిల్లాబోర్డు ఇటీవల సమావేశమై ఏజన్సీబోర్డు ఉపాధ్యాయులకు 1958 సంవత్సరం నుండి రావలసిన ఎక్కువ జీతాలు మంజూరుచేస్తూ తీర్మానించారు.

ఈ జీతాలను పదిహేను దినాలలోగా ఇవ్వాలని ఆదేశించినట్లు యూథిగా తెలుస్తున్నది.

చేనేత సప్తాహం

అమలాపురంలో

అమలాపురం, రాజోలు, కొత్తపేట తాలూకాల చేనేత సహకార సంఘములు 8 వ చేనేత సప్తాహ సందర్భములో మేళతాళములతోను, చేనేత వస్త్ర ప్రదర్శనతో పెద్ద పూరేగింపు అమలాపురం నగరవీధులలో జరిపిరి.

మధ్యాహ్నం బహిరంగసభ రివెన్యూ డివిజనల్ ఆఫీసరు అధ్యక్షతను జరిగెను. గవర్నమెంటు హాస్పిటల్ లేడీ డాక్టరుగారి, రిబ్బన్ కత్తిరింపులో చేనేత వారోత్సవ సందర్భములో చేనేత సహకార సంఘములు రాష్ట్ర సంఘం సేల్సు ఎంపోరియముతో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శనము ప్రారంభ మయినది.

సభను శ్రీ పెన్మెత్స సత్యనారాయణరాజు కోనసీమ కో—ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అధ్యక్షులు ప్రారంభించిరి.

శ్రీ కాశిన వెంకటరత్నం, తూర్పుగోదావరి జిల్లా చేనేత కాంగ్రెసు అధ్యక్షులు, స్వాగతం చెప్పారు.

శ్రీ పి. సుందరరామయ్య రిటైర్డు టీచరు శ్రీ పేరిశాస్త్రి లెక్చరర్ కోనసీమ బాపోజీ రామన్స్ కాలేజి, శ్రీ పరావేని తమ్మేశ్వరరావు గారలు చేనేత పరిశ్రమ ప్రాముఖ్యతనెరించారు.

శ్రీ కాశిన వెంకటరత్నంగారి వందనములతోను, వందేమాతర గీతములతో ప్రారంభమయిన సభ జనగణమనతో అంత్యమయ్యెను.

నర్సరావుపేటలో

అఖిల భారత చేనేత అష్టమ వార్షికోత్సవ సందర్భములో స్థానిక తాలూకా ఆఫీసులో శ్రీ యం. సాదుల్లాఖాన్ (ఆర్. డి. ఒ) జా తీ య పతాకాన్ని ఎగురవేసి పుత్సవాన్ని ప్రారంభించారు.

శ్రీ పి. వీరయ్యచౌదరి (తహశీల్దార్) చేనేత వస్త్ర పరిశ్రమ చరిత్రను సమీక్షించుచూ దీనిని ప్రోత్సహించ వలసిన అవశ్యకతను వక్కాణించారు.

ఆకర్షవంతమైన పలురకముల చేనేత వస్త్రములతో అలంకరింపబడిన బండిని పట్టణ ముఖ్యవీధులలో పూరేగించారు. అనంతరం పిల్లలకు పిప్పరమెంట్లు పంచిపెట్టారు.

కాకినాడలో

చేనేత సప్తాహం సందర్భంగా తాలూకా ఆఫీసునుండి పురవీధులగుండా వస్త్రప్రదర్శనము వరకు పూరేగింపు జరుపబడినది. పూరేగింపులో రెవెన్యూ తాసిల్దారు, కో ఆపరేటివ్ డిప్యూటి రిజిష్ట్రారు మరియు యితర అధికారులు, అనధికారులు పాల్గొనిరి. వస్త్ర ప్రదర్శన కమిటీ వారిచే చేనుపాలు ఆవరణలో యేర్పాటుచేయబడిన వస్త్రప్రదర్శనమునకు కో — ఆపరేటివ్ డిప్యూటీ రిజిష్ట్రారు గ్రి వి. కోనయ్య ప్రారంభోత్సవము జరిపిరి. శ్రీ నేతగంటి యోగానందరావు అధ్యక్షతను సభ జరుపబడినది. వస్త్ర ప్రదర్శన కమిటీ చైర్మను శ్రీ అల్లక చినవీరభద్రంగారు స్వాగతోపన్యాసము చేసిరి. డిప్యూటీ రిజిష్ట్రారు శ్రీ వి. కోనయ్యగారు చేనేత సప్తాహంయొక్క ప్రాముఖ్యం వివరించిరి. శ్రీ లోపల్లి కృష్ణబ్రహ్మశాస్త్రి, శ్రీ ఏ. శరకోపం, గార్లు చేనేత పరిశ్రమను గూర్చి వివరించారు.

ఆంధ్రదేశ చేనేత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి, శ్రీ ప్రగడ కోటయ్య అధ్యక్షతను బ్రహ్మాండమైన బహిరంగసభ జరుపబడినది. సభకు సుమారు 5 వేలమంది హాజరైరి.

చేనేత కాంగ్రెసు కార్యదర్శి శ్రీ అల్లక చినవీరభద్రం శ్రీ కోటయ్యగార్ని సభికులకు పరిచయము చేసిరి. డిప్యూటీ రిజిష్ట్రారు శ్రీ వి కోనయ్య సభాప్రారంభోపన్యాసము చేసిరి. శ్రీ కోటయ్య ప్రసంగించిరి.

శ్రీ అల్లక చినవీరభద్రంగారి అభివందనముతో సభ ముగించ బడినది. సభానంతరము మహిళా సమాజం బాలికలచే భరతనాట్యం ప్రదర్శింప బడినది.

కరీంనగర్‌లో

చేనేతసప్తాహం సహకారబ్యాంకి ఆవరణల క్రిందటి ఆదివారం జరిగింది. జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ జె. చొక్కారావు అధ్యక్షత వహించారు. సహకార సంఘాల డిప్యూటీ రిజిష్ట్రార్ శ్రీ టి. హసన్ జిల్లాలో చేనేత పరిశ్రమాభివృద్ధిని గూర్చి ప్రస్తావించారు.

రాజా రాంకరన్ బహుమతులు పంచిపెట్టారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 15:—

ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి కారులో ఫిబ్రవరి 17న ఖమ్మం వెడతారు.మరువాడు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

అగ్నిమాపక వారోత్సవాలు

రేపల్లెలో

స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఎం. రాఘవరావు ఆధ్వర్యాన అగ్నిమాపకదళంవారు ప్రచారం చేశారు. తాలూకా ఆఫీసులో తాసిల్దార్ శ్రీ ఎస్. బాలాజీసింగ్ అధ్యక్షతన పౌరసభ జరిగింది.

శ్రీయుతులు పి. గోపాలకృష్ణమూర్తి, కొండూరి సీతారామయ్య, వడ్లమూడి వాసుదేవ బనార్జీరావు అగ్నిమాపకదళ సేవను కొనియాడారు. శ్రీ రాఘవరావు వందన సమర్పణ చేశారు.

పాలకొల్లులో

పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక దళాధికారి శ్రీ ఎం. డి. హుస్సేన్ ఆధ్వర్యాన అగ్నిమాపక వారోత్సవాలు జరిపారు.

నర్సరావుపేటలో

అఖిలభారత అగ్ని మాపకదళ వారోత్సవాలు నర్సరావుపేటలో జరిగినవి. అగ్నిమాపక కేంద్ర అధికారి శ్రీ వి. దేవిడ్ ఆధ్వర్యమున పట్టణంలో అగ్ని ప్రమాదములు—పౌరుల బాధ్యతలు అనే అంశములపై ఉపన్యాసాలు ఏర్పాటుచేసి ప్రచారం చేశారు.

ఎనిమిదవ తేదీన శ్రీ పి. వి.రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో శ్రీయుతులు యన్. సి. ఆంజనేయులు, కాకుమాను సూర్యనారాయణరెడ్డిగారలు ప్రసంగించారు.

అగ్నిమాపకదళంవారు ప్రమాదసమయాలలో జరిపే ప్రదర్శనను ఒక దానిని ఏర్పాటుచేశారు.

దేవరపల్లిలో ఆస్థానకవి విగ్రహప్రతిష్ఠకై సన్నాహాలు

దేవరపల్లి, ఫిబ్రవరి15:—

ఆంధ్ర ఆస్థానకవి జన్మస్థలమయిన దేవరపల్లి గ్రామంలో కీ: శే: శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి విగ్రహప్రతిష్ఠాపనకు శంకుస్థాపనోత్సవం ఈనెల 20న జరుపబడుతుందని ఆస్థానకవి స్మారక చిహ్న సంఘాధ్యక్షులు శ్రీ పాలకోడేటి రామలింగేశ్వరరావు వ్రాస్తున్నారు.

దేవరపల్లి ప్రజాసహకారంతో పాదలాడవాస్తవ్యులు శ్రీ: ముసుకుట్ల వెంకట సత్యనారాయణమూర్తి, శ్రీరామలింగేశ్వరరావుగార్ల అవిరళ కృషితో నిర్మింపబడిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయప్రతిష్ఠాపన కూడా16.2.61 నుండి 20—2—61వరకూ పాంచరాత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. 20న ఉదయం 8—4లకు రామలింగేశ్వర దంపతులచే శివాలయ ప్రతిష్ఠ జరుపబడును.

ప్రతిష్ఠా మహోత్సవానికి తూర్పుగోదావరి అడిషనల్‌జిల్లా జడ్జి శ్రీ అత్తలూరి లక్ష్మీనరసింహారావు పంతులు అధ్యక్షత వహిస్తారు.

"ఆచార్యరంగా వివిధదృక్పథాలలో" గ్రంథావిష్కరణసభ

తెనాలి, ఫిబ్రవరి 14:—

కిసాన్ పబ్లికేషన్సువారిచే ప్రచురింపబడిన "ఆచార్య రంగా—వివిధ దృక్పథాలలో" అనే గ్రంథావిష్కరణ సభ ఇటీవల సత్యనారాయణ టాకీసులో స్వతంత్రపార్టీ అధ్యక్షులు శ్రీ యడ్లపాటి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. రేపల్లె తాలూకా స్వతంత్రపార్టీ అధ్యక్షులు డాక్టర్ కృష్ణారావు గ్రంథావిష్కరణ చేశారు. ప్రథమ ప్రతిని ఆచార్యరంగాగార్కి బహూకరించారు. ఈ గ్రంథాన్ని శ్రీ వర్రావుల అంబయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు అంకితంచేయబడింది.

శ్రీయుతులు జెట్టి పాండురంగారావు,పసుపులేటి కోటేశ్వరరావు, కొండేటి రోశయ్య, గోలి శేషయ్య ప్రభృతులు ప్రసంగించారు.

సభకు హాజరైన ఆచార్య రంగా స్వతంత్ర పార్టీ ఆశయాలనుగూర్చి ప్రసంగించి, నిర్వాహకులకు అభినందనలు తెల్పారు. (మ.వి)

తల్లాడ విద్యార్థుల స్వపరిపాలనోత్సవం

మధిర, ఫిబ్రవరి 12:—

మధిర తాలూకాలోని తల్లాడ జిల్లాపరిషత్తు సెకండరీ పాఠశాలలోని విద్యార్థి విద్యార్థినులు నిన్న స్వయం పరిపాలనోత్సవాన్ని జరుపుకున్నారు. శ్రీ టి. వెంకయ్య అనే విద్యార్థి ప్రధానోపాధ్యాయత్వం నిర్వహించారు. బహిరంగ సభకు సెకండరీ స్కూలు అనలు ప్రధానోపాధ్యాయులు శ్రీ వి. రాఘవయ్యగారు అధ్యక్షత వహించారు. శ్రీ టి. వెంకయ్య వందన సమర్పణ గావించారు.

ప్రజాపార్టీఅధ్యక్షుని కార్యక్రమం

రాజమండ్రి, ఫిబ్రవరి 13 :—

ఆంధ్రప్రదేశ్ ప్రజాపార్టీ అధ్యక్షులు శ్రీ తెన్నేటి విశ్వనాథం ఫిబ్రవరి 19 న చోడవరం తాలూకాలో పర్యటిస్తారు. 27 నుంచి మార్చి 1 వరకూ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. మార్చి 6 న విజయవాడలో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. మార్చి 8 నుంచి 17 వరకూ తెలంగాణా జిల్లాలలో పర్యటిస్తారు. 19 నుంచి 23 వరకూ తూర్పు గోదావరిలో పర్యటిస్తారు. ప్రజాపార్టీ కార్యాలయం హైదరాబాదులో నెం 6—2—647 రు ఇంట్లో ఖైరతాబాదులో ఏర్పాటు చేశారు.

ఖమ్మంజిల్లా కాంగ్రెసు సమావేశం

(మన విలేఖరి)

ఖమ్మం, ఫిబ్రవరి 14—

ఖమ్మంజిల్లా కాంగ్రెసు సర్వసభ్య సమావేశం అధ్యక్షులు శ్రీ శీలం సిద్దారెడ్డి అధ్యక్షతన జరిగింది. దాదాపు జిల్లా నలుమూలల నుండి రెండు వందలమంది సభ్యులు హాజరైనారు.

సమావేశ ప్రారంభంలో ప్రముఖ కార్యకర్తలు బస్విరెడ్డి, చంద్రా చలమయ్య, బీహార్ ముఖ్యమంత్రి మరణానికి సంతాపం ప్రకటించారు.

ప్రధాన కార్యదర్శి శ్రీ తోటకూర వెంకటప్పయ్య సమర్పించిన ఆదాయవ్యయ జాబితాను, నివేదికను ఆమోదించారు. ఇటీవల గోకినేపల్లిలో ముఖ్యమంత్రి ప్రభృతులు ప్రసంగించిన సభ కాంగ్రెసు సంస్థకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినదని ఆరోపిస్తూ, అందు మంత్రులు పాల్గొన్నందుకు తమ నిరసనను తెలియజేశారు. ఈ విషయాన్ని అఖిలభారత కాంగ్రెసు, ప్రదేశ్ కాంగ్రెసు విచారించాలని కూడా తీర్మానంలో కోరారు.

శ్రీ బొమ్మకంటి సత్యనారాయణపై లోగడ జిల్లా కాంగ్రెసు చేసిన క్రమశిక్షణ చర్య తీర్మానాలను ఆమోదించారు.

అధ్యక్షులు శ్రీ సిద్దారెడ్డి మాట్లాడుతూ డెబ్బైరెండు పాత పంచాయతీ ఎన్నికలలో యాభైఆరు గ్రామాలలో కాంగ్రెసువారు పూర్తి మెజారిటీతో ఎన్నికైనారన్నారు.

జలగం వెంగళరావు, కోట పున్నయ్య, హీరాలాల్‌మోరియా, కందిబండ వెంకట్రామారావు, పెండ్యాల సత్యనారాయణరావు, లక్కినేని నర్సయ్య, దుగ్గినేని వెంకయ్య, వెల్లంపల్లి రామచంద్రయ్య గారలు ఆదితరులు కాంగ్రెసును పటిష్ఠం చేయుడానికి సూచనలు చేస్తూ మాట్లాడారు.

ఆంగ్లభాష ప్రాముఖ్యం

శ్రీ గోవిందరాజులునాయుడు వివరణ

గూడూరు, ఫిబ్రవరి 14:—

మనదేశరాజకీయ,ఆర్థిక, సాంఘిక రంగాలలో ఆంగ్లభాష వహించిన పాత్రను గుర్తుతెచ్చుకుని, దాని ప్రాముఖ్యాన్ని గుర్తింక తప్పదని వాకాడులో నిన్న పత్రికా విలేఖరులతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ గోవిందరాజులునాయుడు అన్నారు.

బహుభాషాధారక ప్రాంతాలు గల మనదేశంలో నేటి పద్ధతిలో రాజకీయ, సాంఘిక, విద్యాదితర సంస్థలు పనిచేయగలగడానికి ప్రస్తుత విద్యా పద్ధతే ప్రధాన కారణమని అంగీకరించక తప్పదన్నారు.

మనయూనివర్సిటీవిద్యార్థులు శాస్త్రవేత్తలు ఆధునికవిద్యాభ్యాసం చేయాలంటే యేదోఒక విదేశీ భాషను కనీసం నేర్చుకొని తీరవలసి ఉంటుందన్నారు. మన ప్రస్తుతయూనివర్సిటీ విద్యాప్రమాణం ప్రపంచంలోకల్లా చాలాతక్కువ స్థాయిలో ఉందన్నారు.

ఆహారధాన్యాలపై అప్పులిచ్చే విధానం

శ్రీ రోశయ్యా విమర్శ

తెనాలి, ఫిబ్రవరి 14:—

"రిజర్వుబ్యాంకువారు ఆహారధాన్యాలపై అప్పులిచ్చు విధానాన్ని సవరించటం సంతోషకరం. కాని దేశం మొత్తమునకు నిబంధనలను సడలిస్తూ ఆంధ్రకు మాత్రం ఈ సడలింపును మినహాయించటం అన్యాయం." అని గుంటూరుజిల్లా, అఖిల వర్తకసంఘకార్యదర్శి, రాష్ట్ర రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీ కె. రోశయ్య ఒక ప్రకటన చేశారు.

విశాఖజిల్లా ప్రాథమికోపాధ్యాయులగోష్ఠి

విశాఖపట్నం, ఫిబ్రవరి 13:—

విశాఖపట్నంజిల్లా పరిషత్ యాజమాన్యంలో నున్న ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమ్మేళనం ఇటీవల పరిషత్ ఆవరణలో జరిగింది.

రెండురోజుల సమ్మేళన సంరంభకు శ్రీ బి.ఆర్. కె.శాస్త్రి,విశాఖజిల్లాకలెక్టర్ ప్రారంభం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ రాజాసాగి సూర్యనారాయణరాజుగారు అధ్యక్షత వహించారు.

పరిషత్‌వైస్ చైర్మన్ శ్రీరామ్మూర్తిగారు, సత్యనారాయణ పట్నాయక్ డి.యి.ఓ గారు ప్రసంగించారు.

నర్సాపురం కాలేజి కమిటీ కార్యదర్శుల రాజీనామా ఆమోదం

నర్సాపురం, ఫిబ్రవరి12:—

నర్సాపురంకాలేజి కార్యదర్శి శ్రీ ఐవ్వాది లక్ష్మయ్య నాయుడు సహాయకార్యదర్శి శ్రీ అంజూరి వెంకట్రాయుడు యిచ్చిన రాజీనామాలను నిన్న కాలేజి కమిటీ ఆమోదించినట్లు తెలియుచున్నది.

నూతన కార్యదర్శి సహాయకార్యదర్శి పదవులకు, నూతన వ్యక్తులను ఎన్నుకొనుటకు,మార్చి 5న సమావేశం ఏర్పాటు చేశారు. (మ. వి)

ప్రభుత్వ రంగంలో కార్మిక సంబంధాలు

డాక్టర్ లక్ష్మీనారాయణ వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 15 :—

ప్రభుత్వ రంగంలో అధికార కేంద్రీకరణం వల్ల ఉద్యోగుల పెత్తనం వల్ల, కార్మిక సంబంధాలు సరిగా లేవని ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన డాక్టర్ లక్ష్మీనారాయణ నిన్న ఇక్కడ తెలియ జేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం వాణిజ్యశాఖ 'ప్రభుత్వరంగంలో పరిశ్రమలు'అనువిషయంపై ఏర్పాటు చేసిన సదస్సులో డాక్టర్ లక్ష్మీనారాయణ ఒక వ్యాసం చదివారు. ఈ వ్యాసంలో ప్రభుత్వరంగంలో మేనేజిమెంట్, కార్మికుల మధ్యనున్న సంబంధ బాంధవ్యాలను గూర్చి ప్రస్తావించారు.

దీనికి సంబంధించిన షరతులు, వేతనాలు, కార్మిక సంక్షేమం, వీటి విషయంలో ప్రభుత్వ పరిశ్రమలు ప్రయివేటు యజమానులకుమార్గం చూపిస్తాయని భావించారనీ, అనేక కారణాలవల్ల ప్రభుత్వం పారిశ్రామిక సంబంధాలలో నూతన శకం నిర్మించడానికి కుతూహలపడి గృహనిర్మాణానికి, సంక్షేమానికి, తదితర సౌకర్యాలకు పెద్ద పెద్ద మొత్తాలను ఖర్చు పెడుతున్నదని డాక్టర్ లక్ష్మీనారాయణ వ్యాసంలో వివరించారు. కార్మికులవిశ్వాసం చూర గొనడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు.

అఖిలభారత పశుప్రదర్శన

కోళ్ల ప్రదర్శన

హైదరాబాద్, ఫిబ్రవరి 15:—

అఖిలభారత పరిశ్రమల ప్రదర్శనమైదానంలో మార్చి 9 నుంచి మార్చి 11 వరకు అఖిలభారత కోళ్ళ ప్రదర్శన, మార్చి 5 నుంచి 12 వరకు అఖిల భారత పశు ప్రదర్శన జరగ బడతాయి.

ఈ ప్రదర్శనలలో పాల్గొన దలచినవారు ఫిబ్రవరి 29 నగాని, ఈలోపలగాని ఢిల్లీలో జాతీయ జంతు సంతతి కమిటీ కార్యదర్శికి వివరాలు తెలుపుతూ దరఖాస్తులు పెట్టుకోవాలి.

ఆగ్రా ఆంధ్ర విజ్ఞాన సమితి సాంస్కృతికోత్సవం

ఆగ్రా, ఫిబ్రవరి 14:—

ఆగ్రాలో నవంబరు 6 న కొత్తగా ప్రారంభింపబడిన ఆంధ్రవిజ్ఞానసమితి ఆధ్వర్యమున మొదటిసారిగా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ ఉత్సవం ఆగ్రా కాలేజీ గంగాధరశాస్త్రి భవనంలో అతి ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. వర్షంవల్ల వాతావరణం అతి శీతలంగా నున్నప్పటికీ దాదాపు 300 మంది స్త్రీపురుషు లరుదెంచారు.

'మాతెనుగు తల్లికి — మల్లెపూ దండ' అనే ప్రార్థనా గేయంతో కార్యక్రమం ఆరంభమయింది. విజ్ఞానసమితి అధ్యక్షులు శ్రీ కె. వి. వై. శాస్త్రి అతిథులకు స్వాగతం చెబుతూ సమితి కార్యకలాపాలను సమీక్షించి, భవిష్యత్తులో సమితిని పటిష్ఠం చేయుటకు కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశారు.

తర్వాత శాస్త్రి,ఆచంట, ప్రీతికుమారి, వసంత గార్లు తెలుగు గేయాలు, పద్యాలున్నూ, ప్రేజర్, ఆనందరావుగార్లు సంగీతం శ్రావ్యంగా వినిపించారు. శ్రీ నారాయణరెడ్డి స్వీయకవితాగానం, శ్రీ విఠల్ కామిక్ చేశారు. బేబీ జయ, చంద్రులు ఆహ్లాదకరమైన నృత్యప్రదర్శన చేశారు.

తదుపరి శ్రీ శాస్త్రిగారి దర్శకత్వాన శ్రీ మధుసూదనరావు బృందమువారు 'సత్తిపెళ్లి' అనే సాంఘిక నాటిక, శ్రీ వాసు బృందమువారు 'అంగుళీమాలుడు' శ్రీ రామలింగేశ్వరరావు బృందమువారు 'హితాళభైరవిలోని కొన్నిసుట్టాలు' ప్రదర్శించి ప్రేక్షకులను సంతోషపరచారు.

విజ్ఞానసమితి ప్రధాన కార్యదర్శి శ్రీ యస్. పి. ఆర్. విఠల్‌గారి వందనసమర్పణ — జనగణమన గేయంతో కార్యక్రమం ముగిసింది.

ఖమ్మంజిల్లా విద్యార్థి సభల కార్యక్రమం

ఖమ్మం, ఫిబ్రవరి 15:—

ఖమ్మంజిల్లా విద్యార్థి అసోసియేషన్ మహాసభలు ఖమ్మంలో ఈనెల 17, 18తేదీలలో ఆర్థిక మంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత జరుగుతాయి. ఆంధ్ర్య శాఖామంత్రి శ్రీ పి. వి. జి. రాజు ప్రారంభిస్తారు.

ఏ. సి. సుబ్బారెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి గారలు మాట్లాడుతారు.

ఖమ్మం న్యాయవాదుల సంఘం

(మన విలేఖరి)

ఖమ్మం, ఫిబ్రవరి 13:—

ఖమ్మం బార్ అసోసియేషన్ కు 1961వ సంవత్సరమునకు ఈక్రిందిసభ్యులను ఏకగ్రీవముగా ఎన్ను కొన్నారు. అధ్యక్షులు: శ్రీ పి. శ్రీరామచంద్రరావు, ఉపాధ్యక్షులు శ్రీ జి. వెంకటేశ్వరరావు, కార్యదర్శి: శ్రీ పి. రంగయ్య, సహాయకార్యదర్శి: శ్రీ కె. సత్యనారాయణరావు, కోశాధ్యక్షులు: శ్రీ వి. అనంతరాములు, సభ్యులు: కె. జనార్దనరెడ్డి, వై. సింకంఠరావు, యం. రామచంద్రరావు.పి. కృష్ణమూర్తి గారలు.

ఒంగోలు కంట్రాక్టర్ల సంఘం

ఒంగోలు, ఫిబ్రవరి 15 :—

ఒంగోలుడివిజన్‌ప్రైవేట్ కంట్రాక్టర్ల సంఘానికి అధ్యక్షులుగా టి. నర్సయ్య, కార్యదర్శి నరహరి పద్మనాభం, కోశాధికారి చావలిబాలయ్య ఎం. వెంకటేశ్వర్లు, ఐ. చౌదరి, పి. వెంకటశేషయ్య, పి. మల్లయ్య, డి. యలమంద,ఐ. గురవయ్య, ఏ. కోటేశ్వరరావు గారలు సభ్యులుగానూ ఎన్నికైనారు.

కాకినాడనుంచి కొత్త పక్షపత్రిక

కాకినాడ, ఫిబ్రవరి 13:—

కాకినాడలో శ్రీ పిన్నింట్ల కొత్తయ్యరెడ్డి సంపాదకత్వాన "రెడ్డివాణి"అనే కొత్త పక్షపత్రిక ప్రచురించుటకు జిల్లా మేజిస్ట్రేటు ముందు డిక్లరేషన్ దాఖలుచేశారు.

విద్యార్థులలో సేవాభావ ఆవశ్యకత

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, ఫిబ్రవరి 13:—

విద్యార్థులలో సేవానురక్తి, దేశాభిమానం పెంపొందింపజేయడానికి సేవాసంఘాలు, శిబిరాలు ముందు ముందు వారు వహించవలసిన పౌరబాధ్యతలకు ఎంతైనా తోడ్పడగలవని వీరాల కళాశాల ప్రిన్సిపాల్, ఆంధ్ర విశ్వవిద్యాలయ సిండికేట్ సభ్యులూ అయిన డాక్టర్ తేకుమళ్ళ రామారావు శ్రీ రాజా రంగయ్యప్పారావు, దుంపూరు వెంకటరెడ్డి ప్రభుత్వ కళాశాల సాంఘిక సేవాదళం యెదుర్ల ముగింపు ఉపన్యాసం చేస్తూ అన్నారు.

ఆయన సేవాదళం అధిపత్రికను ప్రారంభించారు.

కళాశాల ప్రిన్సిపాలు శ్రీ నక్కా రామారావు అధ్యక్షత వహించారు. శ్రీ నక్కా రామారావు తన ప్రసంగంలో కళాశాల సాంఘిక సేవాదళ సభ్యులు సాధించిన ఘనకార్యాలను అభినందించారు. బీదరికాన్ని, అపరిశుభ్రతను పోగొట్టడానికి విద్యార్థులు గ్రామాలలోనూ, మురికిపేటల లోనూ కృషిచేయాలనీ తద్వారా పూర్తిగా బీద ప్రజలకు ఏమీ చేయలేకపోయినప్పటికీ ఇద్దరికీ కూడ మానసిక సంతృప్తి కలుగగల దన్నారు.

సేవాదళం ఉపాధ్యక్షులు శ్రీ ఎ. లక్ష్మీనారాయణ గతసంవత్సరం నివేదికను సమర్పించారు. ఈ దళంలో 88 మంది బాలురు, 52 మంది బాలికలూ వున్నారు. వారు గత ఏడాదిలో మురికిపేటలలో జరిపిన పారిశుధ్య కార్యక్రమాలు, కనకదుర్గ దేవాలయంలో దసరా ఉత్సవాలలో వాలంటీర్లుగా చేసినసేవ, మొదలైన కార్యక్రమాలు అనేకం వున్నాయి. వీరు ఒక పాలకేంద్రం నిర్వహించారు.

డాక్టర్ తేకుమళ్ల రామారావు తన ప్రసంగంలో సాంఘికసేవ అనేది అలంకార ప్రాయంగా వుండరాదనీ, దేశాభివృద్ధి కార్యక్రమాలలో యువకులు స్వచ్ఛందంగాను, సహకారభావంతోనూ విరివిగా పాల్గొనాలన్నారు. సేవాశిబిరాల నిర్వాహకులుకూడా అగినశ్రద్ధ వహించాలన్నారు. సంఘాన్ని అభివృద్ధిచేయడానికి కృషిచేయాలన్నారు.

స్త్రీల రక్షణగృహాధికారిణి శ్రీమతి జె. వరలక్ష్మి విచిత్రవేషధారణ, వినోద ప్రదర్శనలలో పాల్గొన్న బాలబాలికలకు బహుమతులు పంచారు.

ఈవిడు మంచి కేడెట్‌గా సీనియర్లలో కె. రామారావు, కె. రాజలక్ష్మీబాయి, జూనియర్లలో వి. సీతాపతిరావు, ఎన్. నిర్మల, బన్‌రేస్‌లో టి. సుశీల, ఎన్. సీతారామబాయ్, క్రికెట్‌బాల్ త్రోలో డి. అశోరాణి, పి. జయప్రద, నూరు మీటర్లలో ఇ. శిరీష, ఎన్. నిర్మలాదేవి, మ్యూజికల్ చైర్సులో ఎ. వెంకటలక్ష్మి, కె. పద్మలాదేవి, నిమ్మపండ్ల ఆటలో డి. అశోరాణి, వి. అరుణ కుమారి బహుమతులు గెల్చారు.

తర్వాత వినోద ప్రదర్శన జరిగింది. సేవాదళం కమాండర్ శ్రీ జి. రవివర్మ అభినందనలు తెల్పారు.

భీమవరంలో బియ్యం నిల్వలు

భీమవరం, ఫిబ్రవరి 13:—

భీమవరంలో విపరీతంగా బియ్యం నిల్వలు పేరుకుపోయినందువ రైతులవద్ద మంచి ధాన్యం ఏమీ కొనడంలేదు. ఈ నిల్వలకు కారణం రైల్వేవాగన్లు సరిగానూ సక్రమంగానూ దొరకకపోవడమేనని భీమవరం మిల్లర్లసంఘం కార్యదర్శి శ్రీ తటవర్తి వరసింహారావు ప్రకటిస్తున్నారు. దక్షిణ మండలంలోగల వివిధ ప్రాంతాలకు బియ్యం నిల్వలు రవాణా కావల్సివున్నాయి.

కావలిలో సబ్‌కోర్టు శాశ్వతంగా ఏర్పాటుకై విజ్ఞప్తి

నెల్లూరు, ఫిబ్రవరి 14 :—

కావలి న్యాయవాదులసంఘ సభలో శ్రీ పి. సత్యనారాయణ కావలిలో సబ్‌కోర్టు శాశ్వతంగా ఉండే ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య హైకోర్టు అనుకూలంగా సిఫార్సు చేస్తే,ప్రభుత్వం ఆట్టి ప్రతిపాదనను ఆమోదించితీరుతుందని, ఇదివరకు ఇందుకు విరుద్ధంగా ఏమైనా ఉత్తర్వు జారీ అయి ఉంటే, తిరిగి ప్రభుత్వం తన నిర్ణయాన్ని పరిశీలిస్తుందనీ హామీ ఇచ్చారు.

శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య మంత్రులను తీసుకువెళ్లి ఆదివాసికాలనీలో ఉన్న అల్లిమడుగు, మూర్తిరాజపురం, సిద్ధిపురంలను చూపించారు. మంత్రులు చాలా సంతృప్తిని వెల్లడించారు. ఆ ప్రదేశాలలో జరిగిన సభలలో శ్రీ రాఘవయ్య సేవలను కొనియాడారు.

అల్లిమడుగు సమీపాన గల అయిదువేల ఎకరాలను ముంపునుండి రక్షించే పిల్లివాగు, చెప్పేరు మురుగు కాలువ స్కీమును పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

జాతీయ వైద్యమహాసభలు ఏర్పాటు

నెల్లూరు, ఫిబ్రవరి 14 :—

నేషనల్ వైద్యుల ఆంధ్రప్రదేశ్‌శాఖ మూడవ మహాసభలు వి. ఆర్. కాలేజీభవనాలలో ఈ నెల 18, 19 తేదీలలో జరుగుతవి. ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య మహాసభలకు ప్రారంభోత్సవం చేస్తారు. డాక్టర్ కళా వెంకట సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షత వహిస్తారు.

గోపన్నపాలెంలో వైద్య సేవాకేంద్రం

(మనవిలేఖరి)

ఏలూరు, ఫిబ్రవరి 14:—

రోటరీ ఉచితవైద్యసేవా కేంద్రానికిగోపన్నపాలెంలో జిల్లాపరిషత్తు చైర్మన్ శ్రీ అల్లూరి బాపినీడు ప్రారంభోత్సవంచేశారు. శ్రీ వి. వి. చింతామణి అధ్యక్షత వహించారు.

ఏలూరు రోటరీక్లబ్ అధ్యక్షుడు శ్రీ డి. విజయకుమారశాస్త్రి త్వరలోనే కుటుంబ నియంత్రణ క్లినిక్‌ను కూడా ప్రారంభించ దలిచామన్నారు. ప్రభుత్వం, ప్రజలు అన్నివిధాలానహాయం చెయ్యాలన్నారు. కేంద్రం ఏర్పాటుకు పనిత సహాయం కలిగించిన శ్రీ పంపనకామలింగేశ్వరరావును అభినందించారు.

గ్రామీణ ఉచితవైద్య సేవాకేంద్రాన్ని ప్రారంభించిన రోటరీ క్లబ్‌ను శ్రీ అల్లూరి బాపినీడు అభినందించారు. పరిషత్తు నుండి సహకారం లభించగలదని హామీ ఇచ్చారు.డాక్టర్లు డి. రాజశేఖరరావు, మృత్యుంజయరావు గారలు స్వచ్ఛందసేవకు పూనుకొంటున్నందుకు కొనియాడారు.

పార్లమెంటు సభ్యురాలు కుమారి మోతే వేదకుమారి కుటుంబనియంత్రణ క్లినిక్‌ను ప్రారంభించడానికి తమ శక్తి వంచన లేకుండా సాయ పడగలమన్నారు.

శ్రీ పి.రామలింగేశ్వరరావు కేంద్రానికి స్థలం, భవనం సంపాదించడానికి కృషి చేస్తామన్నారు.

డాక్టర్ రాజశేఖరరావు, డాక్టర్ ఎర్. ఎమ్. రావు మాట్లాడారు.

శ్రీ వి. వై. చింతామణి రోటేరియనులకు కృతజ్ఞత తెలిపారు.

"తప్పనిసరి" అనేనాటకాన్ని శిక్షణ కేంద్ర సేవకులు ప్రదర్శించారు. కార్యదర్శి శ్రీ కె. గోపాలకృష్ణయ్య వందన సమర్పణ చేశారు.

కొణకంచి పాఠశాల ఉత్సవాలు

నలబోతు రామనాథం పరిషదున్నత పాఠశాల దశమవార్షికోత్సవము శ్రీ శ్రీమంత్‌రాజా యార్లగడ్డ శివరామప్రసాద్. యం. యల్ ఎ , చైర్మన్, కృష్ణాజిల్లాపరిషత్ వారి అధ్యక్షతన జరుపబడినది. శ్రీ ఎ.వి. నాయుడు నందిగామ బేసిక్ ట్రైనింగ్‌స్కూలు హెడ్‌మాస్టరు, శ్రీ అడుసుమల్లి సూర్యనారాయణ, ప్రెసిడెంటు పంచాయతి సమితి కంచికచెర్ల, శ్రీ వాసిరెడ్డిసత్యనారాయణప్రసాద్, నందిగామ పంచాయితీ సమితి అధ్యక్షులు, మరియు తదితర ప్రముఖులు ఉపన్యసించిరి. శ్రీ నలబోతు రామనాథం స్వాగతమిచ్చిరి. శ్రీకాకు మాను విశ్వనాథము కొనకంచి పంచాయతీ అధ్యక్షులు, శ్రీసీతారామి రాఘవయ్య ఏ.పి. సి. సి. మెంబరుగారలు వినతి పత్రముల సమర్పించిరి.

శ్రీ చల్లపల్లి రాజావారు 1960 మార్చి స్కూలుఫైనల్ పబ్లిక్‌పరీక్షలో అత్యధిక శాతము విద్యార్థులు ఉత్తీర్ణులైయినందుకుగాను శ్రీ గుత్తారాజారావు పతకమును పాఠశాలకు బహూకరించిరి. తరువాతఅధ్యక్షులచేవిద్యార్థులకు బహుమతి ప్రదానము గావింపబడెను. విచిత్రవేషములు, నాటికలు, నృత్యాలు విద్యార్థులచే ప్రదర్శించబడినవి.

శ్రీ రేపాల బుచ్చిరామశేషయ్య శ్రేష్ఠి ఐండిపాలెం పంచాయతీ అధ్యక్షుల వందన సమర్పణతో సభ ముగిసెను. శ్రీ చల్లపల్లి రాజావారి గౌరవార్థం రాత్రి విందు ఏర్పాటు చేయబడినది.

దివ్యజ్ఞాన సమాజసభలకు సన్నాహాలు

భీమవరం, ఫిబ్రవరి 11—

దివ్యజ్ఞానసమాజ తెలుగు ఫెడరేషన్ రెండవ మహాసభ భీమవరం కళాశాల భవనాలలో ఈనెల 25, 26 తేదీలలో జరుగుతాయని ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ యం. అమృతరామరాజు వ్రాస్తున్నారు.

వివాహ మహోత్సవాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 12:—

మచిలీపట్నంలో జీవితభీమా కార్పొరేషన్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజరు శ్రీ జి. జగన్నాథంగారి జ్యేష్ఠ కుమారుడు శ్రీ అశోకవర్ధన్‌కు హిమాయత్ నగర్, బాలాజీ భవనంలో శ్రీ యన్. అప్పారావుగారి కుమార్తె సౌభాగ్యవతి శారదను ఇచ్చి నిన్న ఉదయం వివాహ మహోత్సవం జరిపారు.

నర్సాపురం, ఫిబ్రవరి 12:—

మాజీ న్యాయశాఖామంత్రి శ్రీ గ్రంధి వెంకటరెడ్డినాయుడు (యం.యల్.ఏ) తనతృతీయ పుత్రుడు చి. సూర్యప్రకాశరావు (బి.ఏ.)కు నర్సాపురం వాస్తవ్యులు లేటు కుంచనపల్లి వెంకటస్వామినాయుడుగారి కుమార్తె చి. సౌ. లక్ష్మీ కనకరత్నమును ఇచ్చి వివాహం శివదేవుని చిక్కాల గ్రామంలో అతివైభవంగా జరిపారు.

కేంద్ర, రాష్ట్రమంత్రులు, కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి సుభాశిస్సులు పంపారు.

బెల్లాలో పెక్కుమంది విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. (మ.వి.)

కొత్తగూడెం, ఫిబ్రవరి 14:—

సింగరేణి కాలరీ కంపెనీ జనరలు మేనేజరు శ్రీ యస్. కె. నరేగుండ్‌కర్ కుమార్తె చి. సౌ. ప్రమీలకు — చి. భగవంతు, మైనింగు ఇంజనీరుతో అతి వైభవంగా వివాహం జరిపారు.

అందమైన బట్టలకు
మద్రాసు, ఐలండ్ గ్రౌండ్స్
ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌లో
శ్రీనివాస్
స్టాల్‌కు విచ్చేయండి
స్టాకులు ఉన్నంత వరకు
కొనుగోలుదారులకు అందమైన బహుమతులు



క్రీడాలోకం:

అఖిలభారత ఛాంపియన్‌షిప్ పోటీలు

భీమవరంలో పరిసమాప్తి

(మన విలేఖరి)

భీమవరం, ఫిబ్రవరి 14:—

వారంరోజులుగా యిక్కడ టవునుహాలు ఆవరణలో జరుగుచున్న అఖిలభారత టెన్నిస్ ఛాంపియన్‌షిప్పు పోటీలు నేటితో ముగిసినవి.

నేడు జరిగిన డబుల్సు ఫైనల్సులో కె. వి. సత్యనారాయణ అండ్ భగవాన్‌దాస్, డి. రామమూర్తి అండ్ వి. శేషగిరిరావుని 6—4, 4—6 6—4, 6—4 స్కోరుతో వోడించి శ్రీ వేగేశిన వెంకట సోమరాజా బహూకరించిన ట్రోఫీని సంపాదించినది.

సింగిల్సు ఫైనల్సులో కె. వి. సత్యనారాయణ యన్. భగవాన్‌దాసుని 6—1, 6—3, 6—3 స్కోరుతో వోడించి, శ్రీ సి. హెచ్. గంగాధర శాస్త్రి బహూకరించిన ట్రోఫీని గెలుచుకున్నారు.

శ్రీయుతులు వేగేశిన సూర్యనారాయణరాజా, కె. కుసుమేశ్వరరావు, ఉటవర్తి కృష్ణమూర్తి విన్నర్సు, రన్నర్సునకు వెండి కప్పులను బహూకరించారు. ఆటలో ప్రత్యేక నైపుణ్యం చూపినందుకు గాను శ్రీ దంతులూరి రామమూర్తి రాజుకి, శేషారావుగార్లకు శ్రీయుతులు ఉటవర్తి విశ్వేశ్వరరావు, హనుమంతరావు, జి. రంగరాజా స్పెషల్ కప్పులను బహూకరించారు. శ్రీ కురిశేటి నాగభూషణం వచ్చేసంవత్సరం పోటీలకుగాను ఒక ట్రోఫీని బహూకరించుటకు వాగ్దానం చేశారు.

ఈ బహుమతీ ప్రదాన సభకు డిస్ట్రిక్టు మునసబు శ్రీ యన్. నాగభూషణరావు అధ్యక్షత వహించగా శ్రీ కురిశేటి నాగభూషణం బహుమతీ ప్రదానం చేసారు. టవునుహాలు ప్రెసిడెంటు శ్రీ వేగేశిన వెంకటసోమరాజా యీ కార్యక్రమాలు నిర్వర్తించుటలో గల సాధకబాధకాలు వివరించారు. శ్రీ గాలి వెంకటస్వామినాయుడు బహుమతీ ప్రదానం చేసిన దాతలకు అభివందనాలు చెప్పారు. శ్రీ శేషావతారం వందన సమర్పణతో సభ ముగిసింది.

అఖిలభారత జాతీయ అథ్లెటిక్ పోటీలు

ఆంధ్రజట్టు వివరాలు

కాకినాడ, ఫిబ్రవరి 16:—

నేటినుంచి జలంధర్‌లో జరుగుచున్న అఖిలభారత జాతీయ అథ్లెటిక్ పోటీలలో శ్రీ క్రింది వారు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ తరపున పాల్గొంటున్నారని ఆ సంఘ గౌరవ కార్యదర్శి శ్రీ వి. యస్. యస్. మూర్తి వ్రాయుచున్నారు.

శ్రీయుతులు యం. సుభాకరరెడ్డి (కెప్టెన్), ఎన్. నాగభూషణం, మహమ్మద్ కాసీం, అబ్దుల్ ఆజీమ్, డి. సామ్యూల్, ఎర్రయ్య, బి. సత్యనారాయణ.

ఈ జట్టుతో శ్రీ అబిబుల్లా హుస్సేనీ మేనేజరుగాను, శ్రీ వి. ఎస్. ఎస్. మూర్తి కోచ్చిగాను, శ్రీ సి. కె. ఆర్. జయరామకృష్ణ అసిస్టెంట్ కోచ్చిగాను, శ్రీ ఎస్. కేశవశాస్త్రి అసిస్టెంటు మేనేజరుగాను ఎన్నుకోబడిరి.

లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 15:—

ఇక్కడ ఆఫ్రికన్ల పేటలో గతరాత్రి లుముంబా సానుభూతిపరులు జరిపిన అల్లరులలో ఇద్దరు మరణించినట్లు, ఏడుగురు గాయపడినట్లు నేడు అధికార పూర్వకంగా తెలిసింది.

గుంటూరు-తాడేపల్లిమధ్య విడిగ బ్రాడ్‌గేజి మార్గం

: x :

వేజెండ్లనుంచి చుండూరుకు కార్డులైనుకు కూడా రైల్వే బడ్జెట్‌లో ధనం కేటాయింపు

ఢిల్లీ, ఫిబ్రవరి 16:—

రైల్వేమంత్రి నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిన 1961-62 సంవత్సరపు రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని రైలుమార్గాలకు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కొంత ధనం కేటాయించబడింది.

తిరుపత్తియూరు — గుమ్మిడిపూండి మధ్య జంట రైలుమార్గాన్ని వేయటానికి రు. 20 లక్షలు, ఉప్పు గుండూరు, సూరారెడ్డిపాలెం మధ్య జంటమార్గానికి రు. 20 లక్షలు, మనుబోలు — తలమంచి మధ్య జంట మార్గానికి రు. 30 లక్షలు, విజయవాడ వద్ద కృష్ణా బ్రిడ్జిపై రైలుమార్గానికి రు. 2 లక్షలు ఈ బడ్జెట్‌లో కేటాయించారు.

జాలార్‌పేట జంక్షన్‌వద్ద రైల్వే యార్డు ఆధునికీకరణకు రు. 8 లక్షలు, ఆర్కోణం జంక్షన్ వద్ద ఇంజనీరింగు వర్కుషాపు ఆధునికీకరణకు రు. 24 లక్షలు కేటాయించారు.

గుంటూరు — తాడేపల్లి మధ్య ప్రత్యేకంగా బ్రాడ్‌గేజిమార్గం వేయటానికి, గుంటూరు తాడేపల్లి మార్గంనుంచి గుంటూరు—తెనాలి మార్గానికి చీలు మార్గానికి, వేజెండ్లనుంచి చుండూరుకు కార్డు లైనుకు మొత్తం రు. 110 లక్షలు ఈ బడ్జెట్‌లో కేటాయించారు.

గూడూరునుంచి మనుబోలువరకు జంట మార్గం వేయటానికి రు. 8 లక్షలు, హంసవరం తుని మధ్య రైలుమార్గాన్ని సరిచేయటానికి రు. 2 లక్షలు, తెట్టు — ఉలవపాడు మధ్య జంట రైలుమార్గానికి రు. 7 లక్షలు రాజమండ్రి రైల్వే యార్డ్ ఆధునికీకరణకు రు. 2 లక్షలు, ఉప్పుగుండూరు — చినగంజాం మధ్య జంట రైలుమార్గానికి రు. 6 లక్షలు, విజయవాడ జంక్షన్ రీ మోడలింగుకు రు. 12 లక్షలు, కడవకుదురు — బాపట్ల మధ్య జంటమార్గానికి రు. 16 లక్షలు, కేటాయించారు. ఇవికాక రాజమహేంద్రవరం — ద్వారపూడి సెక్షన్‌కు రు. 16 లక్షలు, గుడివాడ — భీమవరం సెక్షన్‌కు రు. 42 లక్షలు, విజయవాడ — వాల్తేరు మధ్య సెక్షన్‌ను రెండేసి చేయటానికి రు. 23 లక్షలు కేటాయించారు.

విజయవాడ — మచిలీపట్టణం సెక్షన్‌ను బ్రాడ్‌గేజ్ చేయటానికి రు. 109 లక్షలు కేటాయించారు.

మద్రాసు రేవుకు కాక ఇతర రేవులకు ఇనుప ఖనిజం రవాణా — సౌకర్యాలు అధికారం చేయటం కోసం గుంటకల్ — ధర్మవరం, కాట్పాడి — పాకాల సెక్షన్‌లకు రు. 36 లక్షలు కేటాయించారు.

ఆర్కోణం —రేణిగుంట సెక్షన్‌లో పొన్పాడి నుంచి వేపగుంటవరకు జంట రైలుమార్గానికి రు. 21 లక్షలు, పూడినుంచి పుత్తూరు జంట మార్గం వేయటానికి రు. 25 లక్షలు కేటాయించారు. ఆర్కోణం — పొన్పాడి మధ్య, పూడి — రేణిగుంట మధ్య జంట రైలు మార్గాలను రు. 60 లక్షలు ప్రత్యేకించారు.

ఈసారిపార్లమెంటుకు శ్రీ చాగ్లా పోటీ

వాషింగ్టన్, ఫిబ్రవరి 14:—

తన రాయబారపదవిని జూన్‌లో విడనాడి బొంబాయి తిరిగివచ్చి పార్లమెంటుకు పోటీ చేయాలని అనుకొంటున్నట్లు అమెరికాలోని ఇండియా రాయబారి శ్రీ ఎం.సి. చాగ్లా నేడిక్కడ మన విలేఖరికి తెలియ చేశారు.

రాయబారిపదవికి రాజీనామా చేశారా ? అని ప్రశ్నించగా తాను జూన్‌లో పదవిని విరమించటానికి నిర్ణయమైనదని శ్రీ చాగ్లా చెప్పారు.

"నేను భారతదేశానికి తిరిగిపోతున్నాను. పార్లమెంటుకు పోటీచేయాలన్న తలంపు నాకున్నది. అయితే ఈ నిర్ణయానికి రాకముందు కొంత ఆలోచించుకోవలసి ఉన్నది. ఇప్పటి ఆలోచన మాత్రం పోటీ చేయవలెననే" అనికూడ ఆయన చెప్పారు.

లోక్‌సభకు పోటీచేసేదీ లేక రాజ్యసభకు పోటీ చేసేదీ తనకింకా తెలియదని, లోక్‌సభకు బొంబాయినుంచి పోటీచేస్తే అక్కడ మూడు నియోజకవర్గాలలో దేనినుంచైనా పోటీచేయవలసి వస్తుందని ఆయన చెప్పారు. అయితే ఆమూడు కాక మరొకచోటుకు వెళ్లి నిలబడగల వీలుకూడ ఉన్నదని శ్రీ చాగ్లా చెప్పారు.

విజయవాడలో రామకోటిమహోత్సవాలు

ఫిబ్రవరి 17 శుక్రవారంకార్యక్రమం

విజయవాడ, ఫిబ్రవరి 16:—

ఉ. 7—30 నుండి 'భాష్యావన్యాసం :' శ్రీ కుప్పా లక్ష్మణావధానులు, 9—30 లక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవం, మ. 12—30 సంకీర్తన: శ్రీ భొగ్గవరపు కృష్ణదాసుగుప్త, 2—0 హరికథ, శ్రీ వేదనభట్ల వెంకటరమణయ్య, 4—00 ఉపన్యాసం: శ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి, సా. 5—30 సంకీర్తన: శ్రీ సీతారామయతీంద్రులు, 6—30 ఉపన్యాసం: శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి, రా. 8—0 సంగీత సభ: శ్రీమతి పోపూరి రమణకుమారి, 9—30 'జయదేవ' హరికథ: శ్రీ ములుకుట్ల సదాశివశాస్త్రి.

(5 వ కాలం తరువాయి)

జోక్యం ఉన్నంతవరకు, అందుకు తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని, అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ భద్రతాసంఘ సభ్యులతో అన్నారు.

"ఆఫ్రికా విముక్తి సంఘానికి" అధ్యక్షుడనని చెప్పుకుంటున్న శ్రీ డేనియల్ వాట్ ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేశాడని ప్రదర్శనలో పాల్గొన్నవారు పత్రికా విలేఖరులతో చెప్పారు.

ముమ్మిడివరం బాలయోగి

ఈ నెల 14 తేదీన లక్షలాది ప్రజలకు దర్శనం

ముమ్మిడివరం, ఫిబ్రవరి 15:—

ఈనెల 14 వ తేదీ వేకువజామున నాలుగు గంటలనుండి, ఆ రాత్రి పన్నెండు గంటలవరకూ బాలయోగి సందర్శన మిచ్చారు. పరిసర గ్రామాలనుండి, ఇతరత్రా జిల్లాలనుండి లక్షమందికి పైగా ప్రజలు వారిని సందర్శించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లు బాగాచేశారు.

కాంగో: కెన్నెడీ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

రాజీనామా చేయడం జరిగితే, నాస్థానే మరొకరిని ఆ పదవికి నియమించడం అసాధ్యం.

తాను సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా నివ్వడానికి వీలులేని పరిస్థితిని సోవియెట్ యూనియన్నే కల్పించినదని కూడా శ్రీ హేమర్షెల్డ్ అన్నారు.

"సమితి శ్రేయస్సు దృష్ట్యా, తటస్థరాజ్యాల శ్రేయస్సు దృష్ట్యా, నేను సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా నివ్వడం భావ్యమని, వాంఛనీయమని, తటస్థరాజ్యాలు తమకోరికను వ్యక్తంచేసిన పక్షంలో నేను రాజీనామానిస్తాను. లేనిపక్షంలో నేను రాజీనామా నివ్వడం అసాధ్యం. అట్టి పరిస్థితులలో నేను రాజీనామా నిచ్చినప్పటికీ, సోవియెట్ యూనియన్ భావించినట్లు నాస్థానే తటస్థరాజ్యాల ప్రతినిధుల కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం సాధ్యపడదు" అన్నారు శ్రీ హేమర్షెల్డ్.

శ్రీ హేమర్షెల్డ్ ఇంకా ఇలా అన్నారు :

"నా మాటలలో నా అభిప్రాయాన్నిస్పష్టంగా వ్యక్తంచేశా ననే నేను భావిస్తున్నాను. నేను ఈ విషయంలో చెప్పదలచుకున్నవి, చెప్పవలసిన అవసరం ఉన్నదని భావిస్తున్నవి ఇంతమాత్రమే."

"అందుచేత ఎవరిపక్షాన వాదిస్తున్నాననే సోవియెట్ యూనియన్ నటిస్తున్నదో, నా రాజీనామా సమస్యను నిర్ణయించే విషయం కూడా వారిపైనే ఆధారపడి ఉన్నది."

లుముంబాహత్య సమితిసూత్రాలకే వ్యతిరేకమైన నేరం

ప్యాట్రిస్ లుముంబా, అతని సహచరుల హత్య సమితి సూత్రాలకే ద్రోహంచేయడమని శ్రీ హేమర్షెల్డ్ అన్నారు.

సెక్రటరీ జనరల్ పదవికి తాను రాజీనామా నివ్వాలని కోరుతూ నేటి ఉదయం సోవియెట్ యూనియన్ భద్రతా సంఘంలో తీవ్రవిమర్శలు కురిపించిన తరువాత, ఆ విమర్శలకు సమాధానం చెప్పడంకోసం శ్రీ హేమర్షెల్డ్ నేటి మధ్యాహ్నం భద్రతా సంఘం వేదికపైకి వెళ్ళారు.

నేడు భద్రతాసంఘంలో శ్రీ జోరిన్ ప్రకటన, సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హేమర్షెల్డ్‌తో కలిసి పనిచేయడమన్నది సాధ్యంకాదనే ధోరణిలో నడిచింది. శ్రీ హేమర్షెల్డ్ సమితి సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా నివ్వాలని,లేనిపక్షంలో ఇక ఒక్కఅడుగుకూడా ముందుకు వేయడం అసాధ్యమనీ శ్రీ జోరిన్ అన్నారు.

అయితే, ప్రస్తుతం శ్రీ హేమర్షెల్డ్ సెక్రటరీ జనరల్ పదవికి రాజీనామా నిచ్చినప్పటికీ, ఆయన స్థానే మరొకరిని ఎన్నుకొనవలసిన అవసరంలేదనీ, కాని, సెక్రటరీ జనరల్ విధ్యుక్తకార్యకలాపాలను నిర్వహించడానికి ఏదో ఒకవిధమైన ఏర్పాటు చేయాలని శ్రీ జోరిన్ తనప్రకటనలో స్పష్టపరిచారు.

ఈ విషయంపై శ్రీ హేమర్షెల్డ్ వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు :

"ఈ కారణాలన్నిటివల్ల ప్రస్తుత పరిస్థితులలో నేను నా పదవికి రాజీనామా నివ్వడం జరిగితే, సమితిని నేలపాలుచేసినట్లే అవుతుంది. సమితిలో సభ్యరాజ్యాలన్నిటికి జవాబుచెప్పుకోవలసిన బాధ్యత నాపై ఉన్నది కాబట్టి నేను ఈ పనిచేయుడానికి వీలులేదు.

"గత సంవత్సరం సమితి జనరల్ అసెంబ్లీలో సోవియెట్ ప్రధాని నికిటా కృశ్చేవ్ ఇదే ప్రతిపాదనను తీసుకువచ్చినప్పుడు—[illegible] ఇదే సమాధానం చెప్పాను."

భద్రతాసంఘం కార్యాలయ ప్రాంగణంలో సంఘర్షణలు

మిత్రరాజ్యసమితి, న్యూయార్క్, ఫిబ్రవరి 15:

నేడు కొందరు అమెరికా నీగ్రో ప్రదర్శకులు శ్రీ లుముంబా హత్యను పురస్కరించుకొని, భద్రతాసంఘం కార్యాలయప్రాంగణంలో ప్రదర్శనలు చేయగా, జరిగిన సంఘర్షణలలో 21 మందికి గాయాలు తగిలినవి. గాయాలు తగిలినవారిలో 18 మంది సమితి రక్షకదళాలకు చెందినవారున్నారు.

ఇరువురు పత్రికల ఫోటోగ్రాఫర్లకు, ఒక ప్రదర్శకునికి కూడా గాయాలు తగిలినవి.

సమితి రక్షకదళాలవారు ప్రదర్శకులలో ఎవరినీ అరెస్టు చేయలేదు. న్యూయార్క్ పోలీసులు మాత్రం, భద్రతాసంఘం కార్యాలయం వెలుపల వీధిలో ప్రదర్శనలు జరుపుతున్న ముగ్గురు అమెరికన్ నీగ్రోలను అరెస్టు చేశారు.

ఒక ప్రదర్శకురాలు సమితి రక్షకదళానికి చెందిన ఒకనిని చెప్పుతో నెత్తిమీద కొట్టింది.

మొత్తం 50 మంది నీగ్రోలైనా ప్రదర్శనలో పాల్గొని ఉంటారు.

ఈ ప్రదర్శన విషయంలో అమెరికావారి

(మిగతా 4 వ కాలంలో)

భద్రతాసంఘం సమావేశంలో గందరగోళపరిస్థితి

సమావేశం వాయిదా

సమితి, న్యూయార్క్, ఫిబ్రవరి 15:—

కాంగోసమస్యపై నేడు ప్రారంభమయిన భద్రతాసంఘంలో అమెరికా ప్రతినిధి అడ్లాయ్ స్టీవెన్సన్ ప్రసంగించ దానికి ఉపక్రమించగానే ప్రేక్షకులలో చాలా మంది కేకలు వేశారు. గందరగోళ పరిస్థితులలో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించ లేక పోయారు. వెంటనే అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రిటిష్ ప్రతినిధి సర్ పాట్రిక్ డీన సమావేశాన్ని వాయిదా వేశారు.

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 16:—

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాములు	95.00
ఎన్.ఎం.బంగారంరెడి 10 గ్రాములు	124.30
మూసాబంగారంరెడి 10 గ్రాములు	121.50
బార్‌సిల్వర్ రెడి (కె. జి.)	211.00
విల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 16:— 74 కి. గ్రాములు

అక్కుళ్ళు ధాన్యం		రు. 24—95
డి. వి. సన్నలు	,,	25—50
3 వ రకములంపొ అక్కుళ్ళ బియ్యం		57—00
డి. వి. సన్నాలు	,,	60—00
కుసుమ	,,	57—50

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

ఐస్తా	48—00
(మెట్ట) పెసలు	50—00
పల్లపెసలు నీలాలు	45—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	44—00

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 16:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—50
సావరిన్	96—00
వెండి 100 తు.	242—50
వెండి 1 తు.	2—44

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 16:—

టాటాస్టీల్ ఆర్డినరీ—	రు. 145.50
ఇండియన్ ఐరన్—	రు. 24.56
బంగారం (పిల్ల)	రు. 122.20
వెండి పిల్ల)—	రు. 208.20
ప్రత్తి, జరిల్లా / ఫ్రిక్	559.50
వేరుసెనగ (మే)	219.00
ఆముదాలు (మే)	171.87

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 15:—

వేరుశనగపప్పు	(80 కె. జి. ఎస్. ఐస్తా
కొరమాండల్	77.25—77.50
పీనట్సు	75.00—75.25
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాస. గిడ్డంగివద్ద విష్ణరగారెడి	452.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్యాన్	
	ఎ. ఎస్. 46.75
రాజా ఆరోస్	45.25
వేరుశనగకేకు	26.50



పశిబిడ్డలు గ్లాక్సోవల్ల బాగా పెరుగుదురు



గ్లాక్సో, తనుపాలులేని పశిబిడ్డలకు సంపూర్ణ పాల-ఆహారము అది శుద్ధమైనది, సులభంగా జీర్ణమగునది మరియు బలంగాను ఆరోగ్యవంతంగాను పెరుగుటకు శిశువులకు కావలసినట్టి ఐరన్, విటమిన్ డి, అదనంగా కలిగియున్నది.

గ్లాక్సో బేబీ పుస్తకపు ఉచితప్రతికోసం, 50 న. పై. తపాలా బిళ్లలను (తపాలా ఖర్చుల నిమిత్తం) గ్లాక్సో, ఫుడ్స్ రోడ్, మద్రాస్-2. ఈ చిరునామాకు పంపండి.

Glaxo

ఫారెక్స్—నాలవ నెల నిండిన మొదలు మెత్తటి, బాగా పాలుత్రాగే బిడ్డలు నెల పోక పాలు త్రాగే బిడ్డలు పశిబిడ్డ అందరికీ, పాలతో పాటు ఫారెక్స్ బలవర్ధకపు ఆహారము కావలెను.

గ్లాక్సో లేబొరేటరీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
బొంబాయి . కలకత్తా . మద్రాస్ . న్యూ ఢిల్లీ . గౌహతి . విజయవాడ . శ్రీనగర్

24-2-61 శుక్రవారం గొప్ప ప్రారంభం

ఎస్. ఐ. ఏ. ఏ. (గ్రౌండ్స్)-మూర్‌మార్కెట్ వెనుకవైపు-మద్రాసు

దేశమంతటా లక్షలాది ప్రజల హృదయములను చూరగొని, విదేశములకు వెళ్లుతూ. ఇప్పుడు మద్రాసు వచ్చియున్నారు.

1961 గ్రేట్ ఈస్టరన్ సర్కస్



★ 300 మంది పరివారము-ఆర్టిస్టులు-అందమైన బాలికలు.

★ తెలివి తేటలతో ఫీట్లు చేసేట్టు తర్ఫీదు చేయబడిన అనేక అడవి జంతువులు.

★ ప్రదర్శన కాలమంతటా మీరు ఉల్లాసంగా ఉండటానికి కడుపుబ్బ నవ్వు పుట్టించే హాస్యపువనులు.

★ ప్రసిద్ధిచెందిన రష్యన్ సర్కస్ ఫీట్లు. మృత్యు గోళము - మృత్యు వల - ఉద్రేకం కలిగించే సాహస పూరితమైన అనేక యితర ఫీట్లు.

రేట్లు

బాక్సు (5గురు మనుష్యులు)	రు. 20-00	1వ తరగతి	రు. 2-25
బాక్సు (ఒకే సీటు)	రు. 4-50	2వ తరగతి	రు. 1-25
డ్రెస్ సర్కిల్	రు. 3-25	గ్యాలరీ	రు. 0·65 న.పై.



ఎంత మనోహర నవ్య వర్ణ చిత్రం!

శుద్ధమైన, సౌమ్యమగు లక్స్

4 వానవెల్లి రంగులలో

మీకు ప్రియమైన తెలుపులో కుడా వున్నది

వన్నె చిన్నెల స్వప్నం తథ్యమైంది ... మీ ప్రీతైన లక్స్ మనోహరమైన తెలుపుతో పాటు, లేత గులాబీ, ఆకుపచ్చ, నీలం, పసుపుపచ్చ రంగుల సృష్టిని తెచ్చింది. అన్నిటికీ సరిపోలే కాగితపు మూతలు ... ప్రతిదీ మీరు మెచ్చిన పరిమళంగల — మీకు వచ్చిన శుద్ధమైన, సౌమ్యమగు లక్స్.

లక్స్ సబ్బుయొక్క 'వానవెల్లి' రంగులన్నీ మీ సొమ్మేః!

'రమణీయ రంగులలో నచ్చిన యెన్నిక నిరాటంకం'

అని ఎమ్.ఎన్.రాజమ్ చెప్పుచున్నది

S.TS. 82-X60 TL.

హిందుస్థాన్ లీవర్ ఉత్పత్తి

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and print Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

808462

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార నియుక్తులగు ఏజంట్ల ద్వారా ప్రత్యేకంగా రూ. న.	పోస్టుద్వారా రూ. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలంకు	7—00	7—90
6 నెలంకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

సంపుటి: 26 సంచిక: 47 ★ విజయవాడ 18-2-1961 శనివారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

క్షీరదానం

మద్రాసు, ఫిబ్రవరి 16:— మధ్యాహ్న భోజనసదుపాయం లేని కార్పొరేషన్ పాఠశాలల విద్యార్థులకు యికనుంచి రోజూ ఒక గ్లాసెడు పాలు లభించగలవు. అమెరికాలోని కేథలిక్ రిలీఫ్‌సర్వీసెస్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ యిటీవల మదరాసు దర్శించినప్పుడు కార్పొరేషన్ అధికారులతో ఈ సంగతి చర్చించారు. అమెరికానుంచి మే నెలలో ఓడలో వస్తున్న సరఫరాలను పురస్కరించుకొని కార్పొరేషన్‌కు కేటాయింపు జరగగలదట.

'కాంగోలో సమితి నిర్దిష్ట చర్యలు తీసికొనడం అత్యంత అవసరం'

విఫలమైన విధానాలను ఇప్పటికీ అనుసరించడం అవివేకమేకాగలదని శ్రీ నెహ్రూ హెచ్చరిక

—:x:—

సమితికే కాక మొత్తం ప్రపంచ భవిష్యత్తుకే ఉపద్రవకర పరిస్థితి ఏర్పడిందని ఉద్ఘాటన

—:x:—

లుముంబా హత్య అంతర్జాతీయ నేరమని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17:— కాంగోలో సమితి అనుసరించిన విధానాలు విఫలమయ్యాయని, విఫలమయిన ఈ విధానాలను అనుసరించడం పూర్తిగా తెలివితక్కువతనం కాగలదని ప్రధాని నెహ్రూ నేడు స్పష్టంచేశారు.

సమితి విధానాలు విఫలం కావడానికి బాధ్యత మిత్రరాజ్య సమితి సభ్యత్వ రాజ్యాలన్నిటిపైన కలదని, అయితే, కొన్ని రాజ్యాలపై ఈ బాధ్యత ఎక్కువ కలదని శ్రీ నెహ్రూ విశదంచేశారు.

నవ చైతన్య విలసితమైన ఆఫ్రికా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చాగోష్ఠిని ప్రారంభిస్తూ, కాంగో విషయంలో యింతవరకు అనుసరించిన మధ్యేమార్గాలు పూర్తిగా విఫలమయినందున ఖచ్చితమైన చర్యలు తీసికోవలసిన సమయం ఆసన్నమయినదని ఆయన అన్నారు.

"మొత్తం సమితి భవిష్యత్తు సందిగ్ధావస్థలో పడింది. సమితి భవిష్యత్తుకే ప్రమాదం వాటిల్లినప్పుడు మొత్తం ప్రపంచం భవిష్యత్తు సందిగ్ధావస్థలో పడిపోగలదు. సమితికి ప్రపంచానికి మధ్య అవినాభావ సంబంధం ఉండడమే దీనికి కారణం" అని ప్రధాని నెహ్రూ ఉద్ఘాటించారు.

కాంగోలో సమితి అనుసరించిన యీ విధానాలను సైతం అమలు జరుగకుండా కొన్ని రాజ్యాలు అడ్డుతగిలాయని, అక్కడ తిరిగి వలసవ్యవస్థను నెలకొల్పడానికి కొన్ని రాజ్యాలు ప్రయత్నించినట్లు తెలుస్తున్నదని శ్రీ నెహ్రూ అన్నారు. కాంగోను చిన్నాభిన్నంచేసి, బలహీన పరచడానికి ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.

పాట్రిస్ లుముంబా హత్య వ్యక్తిగతమైన నేరం కాదని, అది అంతర్జాతీయ నేరంక్రింద పరిగణించవలసి వస్తుందని చెపుతూ ప్రధాని నెహ్రూ యింకా యిలా అన్నారు.

"శ్రీ లుముంబా హత్య ఆఫ్రికాలో ప్రధానమైన మార్పును సృష్టించింది. మరణించిన కొద్దిరోజులలోనే, పాట్రిస్ లుముంబా చరిత్రలో విస్మరించరాని వ్యక్తిగా రూపొందాడు. కోట్లాది ప్రజల మనోఫలకాలపై ఆయన ముద్రపడింది. లుముంబా మరణానంతరం ఇది జరిగిన విషయం. లుముంబాను అమానుషంగా హత్యచేసినవారు ఈ సంగతి గుర్తించాలి. సజీవుడైన లుముంబాకంటె మృతిచెందిన లుముంబా [illegible] జనేది స్పష్టమైనది.

"మార్పులురావాలి; లేనా తీవ్ర పరిణామాలు తప్పవు"

ఆగ్ర రాజ్యాలు, మిత్రరాజ్య సమితి కాంగోలోను ఆఫ్రికాలోను, తాము అనుసరిస్తున్న విధానాలను మార్చుకొనని పక్షంలో అత్యంత ప్రమాదకరమైన పరిణామాలు ఏర్పడే సూచనలున్నవని శ్రీ నెహ్రూ హెచ్చరించారు.

"పెద్దఎత్తున ప్రమాదం ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈరకమైన పరిస్థితిని ఎదుర్కొనడానికి సౌమ్యమైన భాషను ప్రయోగించి లాభంలేదు" అని శ్రీ నెహ్రూ అన్నారు.

ప్రధాని నెహ్రూ యింకా యిలా అన్నారు.

"మెత్తమెత్తగా ప్రవర్తిస్తే జరిగే ప్రమాదమేమిటో కాంగోలో గత రెండు నెలలలో జరిగిన సంఘటనలు ఋజువుచేస్తున్నాయి. సౌమ్యంగా ప్రవర్తిస్తే పని జరుగుతుందనే నమ్మకం వాకిప్పుడు లేదు. ప్రస్తుతం కావలసింది ఖచ్చితమైన చర్యలు. అప్పుడే పరిస్థితి కొంత కుదుటపడుతుంది."

"అప్పుడే పరిస్థితులు చేతులు దాటిపోయాయని వాదించవచ్చు. కాని ఇప్పుడైనా కొన్ని నిర్దిష్టచర్యలు అమలుజరిపితే ప్రమాద పరిస్థితులను కొంతవరకు నివారించవచ్చు."

ఆఫ్రికాలో జరుగుతున్న విషాద సంఘటనలకు మొత్తం ప్రపంచదేశాలు, చాలమటుకు కొన్ని దేశాలు బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.

(మిగతా 3 వ పేజీలో)

శ్రీ వి.యస్. కృష్ణ అంత్యక్రియలు

తెనాలి, ఫిబ్రవరి 17:— యూనివర్శిటీ గ్రాంట్సు కమిషన్ అధ్యక్షుడు కీ.శే. డాక్టర్ వి. యస్. శ్రీకృష్ణ భౌతికదేహం గురువారం విమానాశ్రయంనుంచి నేటి మధ్యాహ్నం ఒంటిగంట 45 నిముషాలకు, వారి స్వగ్రామమైన తెనాలితాలూకా పెదపాలెం తీసుకు వచ్చింది.

వారి భౌతిక దేహానికి శ్రీ వి. యస్. కృష్ణ సోదరులు రంగనాయకులు అంత్యక్రియలు జరిపారు. శ్మశానవాటికకు శ్రీ వి. యస్. కృష్ణ భౌతికదేహం గొప్ప ఊరేగింపుతో తీసుకురావడింది. గుంటూరుజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ, తెనాలి శాసనసభ్యులు కార్య శ్రీ వస్సవనేని వెంకటరావు, శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల హరిశ్చంద్ర ప్రసాద్, గుంటూరు [illegible] ప్రిన్సిపాల్ శ్రీ నాగన్న మొదలగు [illegible], పెక్కుమంది బంధు మిత్రులు, [illegible] యస్. కృష్ణ భౌతికదేహాన్ని సందర్శించి [illegible] సంతాపం ప్రకటించారు.

[illegible] పంచాయితీ సమితి నేటి సాయం[illegible] సమావేశమై శ్రీ వి. యస్. కృష్ణ మరణం [illegible] సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేసింది.

పంటలకు, పశువులకు భీమా సౌకర్యాలు

—:x:—

భారత రైతులకు అత్యవసరమని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి ప్రసంగం

కలకత్తా, ఫిబ్రవరి 16:— పంటలు, పశువులు పోయినప్పుడల్లా రైతులు నిస్సహాయులౌతున్నారనీ, అందుచేత పంటలకు, పశువులకు భీమాసౌకర్యాలు ప్రవేశపెట్టటం అవసరమని కాంగ్రెస్సు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి నేడిక్కడ సూచించారు.

భారత్ కృషిక్ సమాజ్ ఆధ్వర్యాన ఇక్కడ ఏర్పాటుచేసిన రైతుల 7వ జాతీయ మహాసభను ప్రారంభిస్తూ, భారతదేశంలో రైతులు చాల పేదవారనీ, పంటలకు, పశువులకు భీమాఏర్పాటు చేస్తే అది వారికి మరింత రక్షణగా సహాయంగా ఉండగలదని శ్రీ సంజీవరెడ్డి చెప్పారు.

ఆహారోత్పత్తి ఆవశ్యకతను గురించి నొక్కి చెపుతూ ఆహారోత్పత్తిలో కొన్ని రాష్ట్రాలు మిగులు రాష్ట్రాలు అయితే మిగిలిన రాష్ట్రాలు కూడ అలాగే కాగలవని రైతుగా తనకున్న అనుభవాన్ని బట్టి చెప్పగలనని శ్రీ సంజీవరెడ్డి వక్కాణించారు.

ఇతర దేశాలలో వలెనే రసాయనిక ఎరువులు మొదలైనవాటిని ఉపయోగించి రెండేళ్ళలో ఆహార విషయంలో స్వయంసమృద్ధిని సాధించటానికి రైతులు, రాష్ట్రప్రభుత్వాలు కృతనిశ్చయంతో కృషిచేయాలని కాంగ్రెసు అధ్యక్షుడు ఉద్బోధించారు. పంచవర్ష ప్రణాళికల విజయం ఆహారోత్పత్తి పెరగటంమీదనే ఆధారపడి ఉంటుందన్న విషయం మరచిపోరాదని కూడ ఆయన అన్నారు.

డాక్టర్ పంజాబ్‌రావు దేశ్‌ముఖ్ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సంవత్సరం వరదలు, వర్షాభావాలు సంభవించినప్పటికీ అత్యధికమైన పంట లభించగలదని అంచనా వేయబడుతున్నదని, ధాన్యం యీ యేడు మునుపెన్నడూలేనంత పండగలదని డాక్టర్ దేశ్‌ముఖ్ తన ప్రసంగంలో అన్నారు.

సమావేశానికి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్, ప్రధాని శ్రీ నెహ్రూ ప్రభృతులు శుభాకాంక్షలు పంపించారు.

భారతదేశంలో ఈనాడు జరగవలసిన అనేకమైన ముఖ్యకార్యకలాపాలలో వ్యవసాయాన్ని ఆధునికీకరణ గావించడం ఒకటనీ, ఈ సమావేశం అందుకు సహాయపడగలదని ఆశిస్తున్నానని శ్రీ నెహ్రూ తన సందేశంలో అన్నారు.

దేశంలోని వివిధప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశం ఫిబ్రవరి 18వ తేదీతో సమాప్తమౌతుంది.

బాబూజి



"ఏగుమతికి సయితం సరిపోయే ఇన్ని వ్యాగన్‌లు మన రైల్వేలకు ఉన్నప్పుడు మన ప్రయాణికుల ఇండ్లకు మరికొద్దిపెట్టెలను ఎందుకు తగిలించరో,"

తనె పెంచిన కత్తి

కాంగో వ్యవహారం:

సామరస్య సంఘ సూచనలకు పాశ్చాత్య దేశాల ఆమోదం

—:x:—

వచ్చేవారంలో జనరల్ అసెంబ్లీ అత్యవసర సభకు కాంగో సమస్యను నివేదించే సూచన

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) మిత్రరాజ్యసమితి న్యూయార్కు, ఫిబ్రవరి 17:— కాంగోలో వివిధ ప్రత్యర్థి వర్గాలమధ్య జరుగుచున్న సంఘర్షణలను నివారించి సుస్థిర శాంతి స్థాపనకు వీలుగా వెంటనే కాంగోలోని వివిధ రాజకీయ నాయకుల శిఖరాగ్రసభను ఏర్పాటు చేయాలని సమితి సామరస్య సంఘం చేసిన సూచనను పాశ్చాత్య రాజ్యాలు ఆమోదించాయని తెలుస్తున్నది.

సమితి సామరస్య సంఘం తయారు చేసిన అష్టసూత్ర ప్రణాళిక అమెరికన్ ప్రతినిధి అడ్లాయ్ స్టీవెన్సన్ వివిధ దేశాల ప్రతినిధులకు సూచించిన పథకానికి అనుగుణంగా ఉంది. కాంగోలో సామరస్య సాధనకు అడ్లాయ్ స్టీవెన్సన్ వివిధ దేశాల ప్రతినిధులతో రెండు వారాలుగా సంప్రతింపులు జరుపుతూనే ఉన్నారు.

కాంగో సమస్యపై భద్రతా సంఘంలో చర్చ ప్రారంభమయి మూడు రోజులయింది. అయినప్పటికీ అమెరికా రష్యాలమధ్య ఏకాభిప్రాయం కుదిరే సూచనలు కనిపించడం లేదు.

వచ్చేవారంలో జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశానికి కాంగో సమస్యను నివేదించే సూచనలు కనిపిస్తున్నాయి.

సమితి సామరస్య సంఘం తయారుచేసిన అష్టసూత్ర పథకాన్ని హామర్‌షెల్డ్ కాంగో సమస్యపై తనకు తోడ్పడుతున్న సలహాదార్ల సంఘానికి నిన్ననే సమర్పించారు.

ఈ పథకాన్ని వెంటనే భద్రతా సంఘానికి సమర్పించ లేదు ఇందుకు కారణాలున్నాయి. పాట్రిస్ లుముంబా ఆయన అనుచరుల దారుణ హత్యపట్ల ఆందోళనను వ్యక్తం చేస్తూ వారొక నివేదికను సామరస్య సంఘం సమర్పించాలని ఇండియా, ఘనా, మొరాకో దేశాలుపట్టుపట్టుతున్నాయి. ఈ నివేదికతో జత చేర్చి అష్టసూత్ర పథకాన్ని భద్రతా సంఘానికి సమర్పించాలని ఈ రాజ్యాలు కోరుతున్నాయి.

కాని వెంటనే అష్టసూత్ర పథకాన్ని ఇతర సూచనలను ప్రకటించాలని ట్యునీషియా, స్వీడన్, సూడాన్, పాకిస్తాన్ దేశాలు కోరుతున్నాయి. ఈ రాజ్యాలకు కూడా సామరస్య సంఘంలో సభ్యత్వం ఉన్నది.

సంక్షుభితమైన కాంగోలో ఫెడరల్ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి సమితి సామరస్య సంఘం ప్రయత్నిస్తున్నదని యిక్కడకు చేరిన వార్తలు తెలియజేస్తున్నాయి.

ప్రెసిడెంట్ కసవూబూ ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని విస్తృతంచేసి లుముంబా అనుయాయులను కూడా చేర్చుకోవాలని వీరు సూచించారు. స్టాన్లీవిల్లీ ప్రభుత్వాధినేత గిజెంగా విస్తృత మంత్రివర్గంలో చేరడానికి సుముఖంగా ఉన్నారట.

కసవూబూ ఏర్పాటుచేసిన ప్రభుత్వ ప్రధాని జోసెఫ్ ఇలియోకూడా మంత్రివర్గాన్ని విస్తృతం చేయాలనే సూచనకు సుముఖంగా ఉన్నారని తెలుస్తున్నది. ఈ సూచన అమలు జరిగితే కాంగోలో వివిధ ప్రత్యర్థి వర్గాల మధ్య సామరస్యం కుదరగలదు.

సమితి సామరస్య సంఘం సమర్పించిన నివేదికలోని వివరాలను బయటపెట్టడం లేదు. సమితి సైనికాధికారుల రక్షణ క్రింద కాంగో నాయకుల శిఖరాగ్ర సభ ఏర్పాటుచేయాలని వీరు సూచించారు.

కాంగోలో ఫెడరల్ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి పరిస్థితులు కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలుస్తున్నది.

థాయిలాండ్‌లో గుర్తు తెలియని విమానం

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

బాంకాక్, ఫిబ్రవరి 17:— ఈనెల 15 వ తేదీన ఉత్తర థాయ్‌లాండులో ఏదేశానిదో గుర్తుతెలియని నాలుగు ఇంజనులుకల విమానమొకటి ఎగిరివచ్చినదని, దానితో గుర్తుతెలియని మరిమూడు విమానాలు పోరాడగా, అది నేలకూలినదని, పోరాడిన విమానాలలో ఒకటి కూడ నేలకూలినదని ప్రధానమంత్రి కార్యాలయం నేడు ప్రకటించినది.

'పార్లమెంటరీ బోర్డు నిర్ణయం జరిగేవరకు వేచివుండండి'

—:x:—

ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గం భావిసమస్యపై ముఖ్యమంత్రికి శ్రీ సంజీవరెడ్డి లేఖ

భువనేశ్వర్ ఫిబ్రవరి 17:— ఒరిస్సా మిశ్రమమంత్రివర్గం రద్దు సమస్యను గురించి కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీబోర్డు, స్పష్టమైన నిర్దిష్టమైన ఆదేశం యిచ్చే వరకు, అది చట్టబద్ధంగా పని చేయవలసి వుంటుందని. తెలియచేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి, నేడు ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ హరికృష్ణ మెహతాబ్‌కు, లేఖ వ్రాశాడు.

ఒరిస్సాలో వున్న ప్రస్తుత కాంగ్రెస్ — గణతంత్ర పరిషత్‌ల మిశ్రమ మంత్రివర్గాన్ని రద్దు చేయడం అవసరమా, అవసరంలేదా, రద్దుచేయవలసివస్తే దానిని ఎప్పుడు రద్దు చేయాలి అనే అంశాలపై, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు నిర్దిష్టమైన ఆదేశాలను పంపేవరకు, అది అక్కడ పనిచేస్తూ వుండాలని, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద సమర్పణ, బడ్జెటు ప్రతిపాదన మున్నగు నిత్య పరిపాలనా వ్యవహారాలను నెరపవలసి ఉన్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డి, ఒరిస్సా ముఖ్యమంత్రి డాక్టర్ హరికృష్ణ మెహతాబ్‌కు సమాధానం వ్రాస్తూ తెలియచేశారు.

ఆయన లేఖలో ఈ క్రింది విషయాలు కలవు: "మీ రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు నేనెంతో విచారిస్తున్నాను. కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీబోర్డు ఆమోదాన్ని పురస్కరించుకొని, మీరాష్ట్రంలో, మిశ్రమ మంత్రివర్గం ఏర్పడింది. కనుక, దాని రద్దు విషయమై, అది ఎప్పుడు రద్దుకావాల అనే అంశంపై, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఒక నిర్ణయం గైకొనవలసి వుంటుంది. దానివద్దనుంచి మీకు స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు, మీ రాష్ట్రంలో ప్రస్తుత మంత్రివర్గం గవర్నర్ ఉపన్యాసానికి ధన్యవాదాలను తెలియచేయడం, బడ్జెటును ప్రతిపాదించడం మొదలైన పరిపాలన నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వుండాలి."

పోచంపాడుప్రాజెక్టుపై ప్లానింగ్ కమిషన్ వైఖరి

—:x:—

అనుకూల నిర్ణయం చేయగలమని హామీ యిచ్చినట్లు శ్రీ వావిలాల ప్రకటన

(ఆంధ్రప్రభ విలేఖరి) హైద్రాబాదు, ఫిబ్రవరి 17:— తెలంగాణా అభివృద్ధికి అత్యవసరమైన పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికి వెంటనే అనుమతించ వలసిన ఆవశ్యకత గురించి ప్లానింగ్ కమిషన్ సభ్యులకు గత సోమవారంనాడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల వసతుల సలహాసంఘం సభ్యులతో కూడిన ఒక ప్రతినిధివర్గం కలుసుకొని నచ్చచెప్పడం జరిగింది.

ఢిల్లీనుండి ఈ ప్రతినిధివర్గం నేడే తిరిగి వచ్చింది. ప్లానింగు కమిషన్‌కు తాము ఒక మెమోరాండంను సమర్పించామని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు నేడు ప్రకటించారు. మెమోరాండమ్ వివరాలను పరిశీలించి సాధ్యమయినంత వరకు పోచంపాడుకు అనుకూలంగానే అవసరమైన నిర్ణయాన్ని తీసికోగలమని ప్లానింగు కమిషన్ సభ్యులు హామీ యిచ్చారని ఆయన అన్నారు.

శ్రీ గోపాలకృష్ణయ్య నాయకత్వాన ప్లానింగు కమిషన్‌తో చర్చలుజరిపినసంఘంలో కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వరులు, శ్రీ రంగారెడ్డి ఉన్నారు.

ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర నీటిపారుదల మంత్రి శ్రీ హఫీజ్‌మహమ్మద్ ఇబ్రహీమ్, డిప్యూటీ మంత్రి శ్రీ జైసుక్‌లాల్ హాథిని కలుసుకున్నారు. ప్లానింగు కమిషన్ సభ్యుడు శ్రీ సి. యమ్. త్రివేది, కేంద్ర జల విద్యుత్ సంఘం శ్రీ హయాతి, ప్లానింగు కమిషన్‌కు సాంకేతిక సలహాదారుడు శ్రీ బి. యస్. నాగ్, ప్లానింగు కమిషన్ డైరెక్టర్ శ్రీ కుశ్‌లాని కలుసుకొని సుదీర్ఘ సంభాషణలు జరిపారు.

తెలంగాణా ప్రాంతం అభివృద్ధికి పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరమని, అందుచేత వెంటనే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి యివ్వవలసిన అవసరం ఉన్నదని ఈ సంఘం సభ్యులు చర్చలలో వివరించారు.

1951 ఒడంబడిక మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటినుండి పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించుకోవచ్చని తాము సూచించినట్లు శ్రీ గోపాలకృష్ణయ్య వెల్లడిచేశారు.

కృష్ణా గోదావరి జలాలపై ప్రస్తుతం చెలరేగిన వివాదంవల్ల పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయడం తగదని శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వరులు అన్నారు.

పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికి ప్లానింగు కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే తెలంగాణా రిజర్వు నిధులను వెంటనే వినియోగించాలని శ్రీ రంగారెడ్డి సూచించారు.

కడం ప్రాజెక్టుతో [illegible] పోచంపాడు ప్రాజెక్టును [illegible] దీనిని పరిగణించవచ్చని కేంద్ర జల విద్యుత్‌సంఘం సూచించిందని తెలుస్తున్నది. ఈవిషయమై రాష్ట్రప్రభుత్వం తగిన వివరాలను అందజేయాలని కేంద్ర జల విద్యుత్ సంఘం కోరిందట. కడం ప్రాజెక్టును గోదావరి ఉత్తర కాలువ ప్రాజెక్టు అని కూడా పిలుస్తారు.

గోదావరి నది ఎగువ వైపు ఆనకట్టలు ఉన్నందున పోచంపాడు ప్రాజెక్టు నిర్మిస్తే వేసవికాలంలో తగినంతనీరు ఉండకపోవచ్చని ప్రాజెక్టునిర్మాణానికి ఉన్నఅభ్యంతరాలలో యిదికూడా ఒకటని ప్లానింగు కమిషన్ సూచించిందని శ్రీ గోపాలకృష్ణయ్య వెల్లడి చేశారు. ఈ ఇబ్బందిని నివారించడానికిగాను, రెండవ పంటకు నీరు అవసరం లేకండా మొదట పంటతోనే అదనంగా మరొక 20 వేల ఎకరాలకు నీరు అందజేయడానికి ఏర్పాట్లు చేయవలసిందని తాము సూచించామని శ్రీ గోపాలకృష్ణయ్య అన్నారు.

ప్లానింగు మంత్రి శ్రీ జి. యల్. నందాను కూడా వీరు కలుసుకొని చర్చలు జరిపారు.

హైదాబాద్‌లో అమెరికా లైబ్రరీముందు ప్రదర్శన

పోలీసుల లాఠీఛార్జీ: 12 మందికి గాయాలు

హైద్రాబాద్, ఫిబ్రవరి 17:— లుముంబా దారుణ హత్యకు నిరసన తెలియచేస్తూ నేటిరాత్రి ఇచ్చట అమెరికా సమాచార శాఖ గ్రంథాలయంవద్ద జరిగిన ప్రదర్శన సందర్భంలో పోలీసులు లాఠీచార్జి చేయడంవల్ల 12 మంది గాయపడ్డారు.

మిత్రరాజ్య సమితి జనరల్ కార్యదర్శి హామర్‌షెల్డ్ బొమ్మను ప్రదర్శకులు తగులబెట్టారు.

గాయపడినవారిలో శాసనసభ కమ్యూనిస్టు పార్టీ ఉపనాయకుడు శ్రీ కొల్లా వెంకయ్య, నగర కమ్యూనిస్టుపార్టీ మండలి సభ్యుడు శ్రీ మహేంద్ర కలరు.

పొగాకు గాథ — 3

పొగాకు ఉపయోగము దాని వాడుక అమెరికా నుంచి ఐరోపా, ఇంగ్లండు మరియు ఇతర దేశములకు వ్యాపించినది. 1508 లో పోర్చుగీసువారు తత్సంబంధమైన 'తమాకా' మరియు 'బంగాళా దుంపలను' మన దేశానికి తీసుకువచ్చారు. అప్పటి నుండి అవి భారతదేశ పంట భూములందు అభివృద్ధిగా పండుచున్నవి. భారతదేశమందు పొగాకు పండే ముఖ్య రాష్ట్రములు, బొంబాయి, బీహార్, ఆంధ్రా, బెంగాల్, మద్రాస్, మైసూర్.

పనామా
మంచి సిగరెట్—
చివరిదమ్మువరకూ మంచిది

బొంబాయి—57
భారతదేశమందు ఇట్టి పరిశ్రమల్లో గొప్ప జాతీయ సంస్థ

GT. 703 TEL

వెకా విరేచన చాక్లెట్ కడుపులో పెట్టినది.
శ్రీ స్వర్ణా ఫ్యాక్టరీలు, అన్ని కొట్లలో దొరకును.
ఇండియన్ డ్రగ్ కంపెనీ, విజయవాడ—2.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

కేంద్ర మరియు మైసూరు సర్కారుల పుత్తరవు ప్రకారము జరిగే జనాభా సేకరణలో వీరశైవు లందరూ, తమ ధర్మమును 'లింగాయత' లేక 'వీరశైవ' అని మాత్రమే వ్రాయించండి. మీ తెగలుగాని వృత్తులుగాని వ్రాయవద్దు.

ఆ. భా. శివానుభవ సంస్థ,
శ్రీ మురుఘా మఠ, దారవాడ.

టెండరు నోటీసు

తూర్పు గోదావరి జిల్లాపరిషత్
కాకినాడ.

తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు యాజమాన్యములో గల ప్రాథమిక పాఠశాలలకు కర్ర సామానులు, పరికరములు, బోధనోపకరణములు, తోటపనిముట్లు, పటములు, కథాచిత్రములు మొదలగునవి సరఫరా చేయుటకు సీలువేసిన టెండర్లు 2—3—61 తేదీ మధ్యాహ్నము 4 గంటలవరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు ఆఫీసులో తీసుకొనబడును. టెండరుదార్లు పూర్తి వివరములు ఈ ఆఫీసునుండి తెలుసుకొనవచ్చును. అట్లు వచ్చిన టెండర్లు 2—3—61 తేదీ గం. 4—30 నిమిషములకు తెరువబడును.

(సం.) త్రియంబకం, కార్యదర్శి.

నోటీసు

విజయవాడ మునిసిపాలిటి

విజయవాడ మునిసిపాలిటీకి సంబంధించిన మార్కెట్లు, లారీస్టాండ్లు, కబేలా, మాయజు ఫారము ప్లాటులున్నూ, మునిసిపాలిటీకి చెందిన కట్టడములున్నూ, 1961—62 సంవత్సరము నకు గుత్తకు ది. 9—3—61 తారీఖున శ్రీ కమీషనరు గారిచే మునిసిపలు ఆఫీసులో 11 గంటలకు బహిరంగ వేలము వేయబడును. పాటలో పాల్గొనదలచినవారు సదరు పాటలకు పర్మించు షరతుల నోటిఫికేషన్ దరఖాస్తుమీద కమిషనరుగార్ని వ్రాసి పొందవచ్చును. సదరు ఫారము లకు సంబంధించిన ధరావతు రొక్కరూపముగా 9.30 గం. లకు ముందుగా చెల్లించి, రసీదు పొందవలయును.

(సం). అజిత్‌సింగు,
కమీషనరు అండ్ స్పెషలాఫీసరు

ప్రకటన

ఇచ్ఛాపురం పంచాయతీ

1961—62 వ సంవత్సరమునకు ఇచ్ఛాపురం పంచాయతీని (1) వారపుసంత (2) దినసరి మార్కెట్టు, (3) బస్సుస్టాండు, (4) బండ్ల స్టాండు, (5) గొర్రెల, మేకలపరకాల, (6) సీది పుల్ల (7) యితర గుత్తలలో ఫీజు వసూలుచేసుకొనుటకున్నూ, బజారుకొట్లు, టీజులున్నూ, పంచాయతీ ఆఫీసులో తే. 24—2—61 వ తేదీన 2 గం. లకు, మరియు ఆ మరుసటి దినము లలో పంచాయతీ ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారిచే బహిరంగంగా వేలము వేయబడును. వేలం షరతులు, ఇతర వివరములు పంచాయతీ ఆఫీసులో తెలుసుకొన వచ్చును.

(సం). పి. సన్యాసిరావు, కార్యనిర్వాహాధికారి.

వేలం నోటీసు

పులివెందుల పంచాయతి

1961—62 సం. రముకు యీ క్రింద కనుపరచిన ఆయిటములు పులివెందుల పంచాయతి ఆఫీసులో ఎగ్జిక్యూటివు ఆఫీసరు వారిచే విక్రయించివేలము షరతుమేరకు6—3—61 తేదీ మధ్యాహ్నం 2 గంటలనుంచి ఏలము వేయబడును. పాడదలచినవారు ఈ క్రింద కనుపరచిన ధరావతు పంచాయతి ఆఫీసులో చెల్లించి, ఏలములో పాల్గొనవలయును. ఏలము కండిషనులు యితర వివరములు, పంచాయతీ ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

ఎ. పులివెందుల పంచాయతీ వారపుసంత మార్కెట్టులో ఫీజు వసూలు చేసుకొనుహక్కు, కసువు తోలుకొను హక్కు.
ధరావతు : రు. 1000 లు.

బి. పులివెందుల పంచాయతీ బస్సుస్టాండులో ఫీజు వసూలు చేసుకొను హక్కు :
ధరావతు రు. 150 లు.

టెండర్లు

2. 1961—62 సంవత్సరమునకు ఈ పంచాయతీ ఒక స్కేలు బండికి దున్నపోతు, రెండు కసువుబండ్లకు రెండు ఎద్దులు, ముగ్గురు మనుష్యులను సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు 6—3—61 వ తేదీ సాయంత్రము 5 గంటల వరకు ఎగ్జిక్యూటివు ఆఫీసరు గారిచే తీసుకొనబడును. ప్రతి బండికి 50 రూపాయీలు డిపాజిటు కట్టవలెను.

3. 1960—61 సంవత్సరమునకు పంచాయతి సిబ్బందికి గుడ్డలు, చెప్పులు సప్లయి చేయుటకు శీలువేసిన టెండర్లు 24—2—61 తేదీ సాయంత్రము 5 గంటలవరకు ఎగ్జిక్యూటివు ఆఫీసరుగారిచే తీసుకొనబడును.

ఎ. గుడ్డలు సప్లయి చేయుటకు
డిపాజిట్టు రూ. 25—00
బి. చెప్పులు సప్లయి చేయుటకు
డిపాజిట్టు రూ. 10—00
సి. గుడ్డలు కుట్టుటకు
డిపాజిట్టు : రూ. 5—00

టెండర్ల వివరములు పంచాయతీ ఆఫీసులో తెలుసుకొనవలెను.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ చవితి
1961 ఫిబ్రవరి 18, శనివారం
చవితి రా 2—46 వరకు
ఉ. భా. ప. 12—54 వరకు
వర్జ్యం రా. 12—31 నుండి 2—4 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 18, శనివారం

కాంగో భవితవ్యం

కాంగో సమస్యపై భద్రతా సంఘం ఇంకా తర్జనభర్జనలు పడుతూ ఉన్నది. ఈ పర్యాయమైనా వెనుకటి అసమర్ధ విధానపలన కలిగిన చేటు గుర్తించి సరియైన నిర్ణయం చెయ్యగలిగితే, కాంగోతోపాటు సమస్త ప్రపంచానికికూడ శుభం వాటిల్లుతుంది. లేనియెడల ఎట్టి భయంకర విపరిణామాలు కలుగుతవో చెప్పలేము.

ఏలనంటే, కాంగో సమస్యను శుభదాయకంగా పరిష్కరించగల యోగ్యత ఒక్క మిత్ర రాజ్యసమితికి మాత్రమే ఉన్నది. ఇంతకు పూర్వం ఈ యోగ్యత సరిగా వినియోగపడకపోవచ్చు. ఇంక ముందైనా వినియోగపడేటట్లు చేస్తే ప్రపంచానికి పెద్ద ప్రమాదం తప్పుతుంది.

మన ప్రధాని అందుచేతనే కాంగోనుంచి సమితి వైదొలగిపోవడం శ్రేయస్కరం కాదని ఉద్ఘాటించారు. అమెరికా ప్రెసిడెంటు కెన్నెడీకూడ ఈ అభిప్రాయంతో ఏకీభవించడం శుభావహం. సమితి కాంగోనుంచి వైదొలగిపోరాదని అన్నప్పుడు, సమితిచేత శుభప్రదమైన విధానాన్ని అవలంబింపజెయ్యాలనేదికూడా గుర్తించకతప్పదు.

ఏది ఆ శుభప్రదమైన విధానమన్నది ఇప్పుడు తేలవలసి ఉన్నది. ఈ విషయంలోకూడా మన ప్రధాని అభిప్రాయంతో ప్రెసిడెంటు కెన్నెడీ ఏకీభవించగలిగేటట్టయితే, ఈ సమస్యా పరిష్కారం ఎంతో సుగమం అవుతుం దనడానికి సందేహం లేదు.

భద్రతాసంఘంలో సోవియట్ రష్యా వైఖరి కేవలం మూలచ్ఛేదకంగా ఉన్నది. సమితి ప్రధాన కార్యదర్శి హామర్‌షెల్డు వెంటనే రాజీనామా ఇవ్వాలనీ, సమితి కాంగోనుంచి తక్షణం వైదొలగిపోవాలనీ రష్యావాదం. కాని, ఇది కాంగో శ్రేయస్సునూ, ప్రపంచ శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకొని చెప్పినమాట కాదు.

కాంగోలో సమితి అవలంబించిన అసమర్థవిధానానికి హామర్‌షెల్డును నిందిస్తే ఏమి ప్రయోజనం? అతనికి సరియైన విధానం నిర్దేశించలేకపోయిన లోపం భద్రతాసంఘానిది. తన కున్న పరిధిలో అతడు సక్రమంగా వ్యవహరించా డనే చెప్పాలి.

భద్రతాసంఘంలో ఐకమత్యం లేని కారణంచేత హామర్‌షెల్డ్ కాంగోలో అటువంటి అసమర్థవిధానం అవలంబించడం జరిగింది. ఇప్పటికైనా లోకక్షేమం ఆలోచించి, భద్రతాసంఘం ఐకమత్యంతో ఒక విధానాన్ని రూపొందించగలిగితే, దానిని అమలుజరపడానికి హామర్‌షెల్డు సర్వసమర్థుడే.

కనుక, అందరూ కూడబలుక్కొని, ఒక మాటమీదికి వచ్చి, సమితిచేత ఒక నిర్దిష్ట విధానం అవలంబింపజెయ్యడం ఇప్పుడు కావాలిగాని, అసలు సమితియే ఈ సమస్యజోలికి పోగూడదనడంలో అర్థంలేదు. కాంగోనుంచి సమితి వైదొలగితే ఇతర రాజ్యాలుకూడా అలాగే వైదొలగి కూర్చుంటాయన్న హామీ ఏమిటి? ఇరుపక్షాలవారికి బయటనుంచి సహాయసంపత్తులు లపుడు మరింత బాహాటంగా అందుతాయి. రష్యా, అమెరికాల ప్రచ్ఛన్న యుద్ధం కాంగో రంగంలో విపరీతంగా సాగుతుంది. క్రమంగా అది ప్రపంచ యుద్ధంగాకూడా పరిణమించవచ్చు.

ప్రపంచశాంతి హృదయపూర్వకంగా కోరేవారెవ్వరూ ఈ దారి త్రొక్కడాని కంగీకరించరు. సమితిద్వారా కాంగో సమస్యను పరిష్కరించడమే సర్వశ్రేయోదాయకం. తమ ప్రచ్ఛన్నయుద్ధాన్ని ఇందులో ప్రవేశపెట్టకూడదని అగ్రనాయకులు త్రికరణశుద్ధిగా నిశ్చయించుకుని సమరసభావంతో రాజీపడితే, కాంగో సమస్యాపరిష్కారం సమితికి ఏమంత కష్టమైన పని కాదు.

నెహ్రూ ప్రధాని చెప్పినట్లు, కాంగోలోని సైన్యాలన్నిటినీ నిరాయుధ మొనర్చి, శాంతిని నెలకొల్పి, పార్లమెంటును సమావేశం చేయించి, ఆ పార్లమెంటే కాంగో భవిష్యత్తును నిర్ణయించేటట్టు చెయ్యడం అవసరం. ఈ కార్యక్రమమంతా సర్వసమర్థంగా నిర్వహించే అవకాశం హామర్‌షెల్డుకు కల్గించినాడు, ఈ సమస్య త్రుటిలో పరిష్కారమైపోదా ?

లుముంబా హత్యచే కాంగో ప్రజ చాల ఉద్రిక్తమై ఉన్నది. ఈ హత్యకు కారకులైనవారెవ్వరో విచారణ జరిగి, నిందితులు శిక్షింపబడే పర్యంతమూ ఈ ఉడుకు చల్లారనేరదు. నిందితులుగా అనుమానింపబడేవారిని అధికారస్థానాల్లో ఉంచుతూ సమస్యను పరిష్కరింపడం సాధ్యమయ్యేపని గాదు. కనుకనే, కాంగో పార్లమెంటును సమావేశంచేయించడానికే సర్వప్రాధాన్య మిచ్చి, ఈలోపున పరిస్థితిని అదుపులోకి తెచ్చేటందుకు హామర్‌షెల్డుకు పూర్ణాధికారాలు ఇవ్వడం అవసరం. భద్రతాసంఘ చర్చలు ఇట్టి నిర్ణయానికే దారితీస్తాయని ఆశిస్తున్నాము.

"ఉపాధ్యాయుల సమస్యను ప్రధాన జాతీయ సమస్యగా పరిగణించాలి"

:x:

భారత ప్రభుత్వానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సిఫార్సు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17:—

విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల విషయాన్ని మాత్రమేకాక, విద్యావృత్తిలో పనిచేసేవారందరి జీతాల విషయాన్ని ఒక ప్రధాన జాతీయసమస్యగా పరిగణించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారత ప్రభుత్వానికి సూచించింది.

ఈ విషయంలో తగుసూచనలు చేయడానికి రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రతించి భారత ప్రభుత్వం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సూచించింది.

యూనివర్సిటీలలో చేర్చుకునే విద్యార్థులను ఎన్నుకునే విషయంలో ఒక పద్ధతిని రూపొందించాలని కూడా కమిషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యాభివృద్ధి విషయంలో తన సూచనలను ఒక నివేదిక రూపంలో నేడు లోక్‌సభ ముందుంచింది.

"మనదేశంవంటి దేశాలలో యూనివర్సిటీలలో విద్యార్థులను సరిగా ఎన్నిక చేసుకోకుండా తండాలుగా చేర్చుకొనడంవల్ల కలిగే లాభమేమీ ఉండదు.

శ్రీ సి. బి. గుప్తాపై రిట్ త్రోసివేత

అలహాబాద్, ఫిబ్రవరి 15:—

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ గుప్తా నియామకం, గవర్నర్ ఆయనను కౌన్సిల్‌కు నామినేట్ చేయటం చెల్లనని సవాల్ చేస్తూ లక్నో హోటల్ యజమాని ఒకరు పెట్టిన రిట్ దరఖాస్తును అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ధవాన్ నేడు తిరస్కరించారు.

ముఖ్యమంత్రిగా శ్రీ సి. బి. గుప్తా నియామకం రాజ్యాంగానికి విరుద్ధంకాదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

విదేశ రాయబార కార్యాలయాల గూఢచారిచర్యలు

పేర్లు ప్రకటించ నిరాకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17:—

ఇటీవల ఢిల్లీలో గూఢచారి చర్యల సందర్భంగా వాటిలో పాల్గొన్న విదేశ రాయబార కార్యాలయాల పేర్లను తెలిసికొనటానికి నేడు లోక్ సభలో కొందరు సభ్యులు విఫలప్రయత్నం చేశారు.

హోంమంత్రి శ్రీ పంత్ దీనిపై అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈదశలో ఆ పేర్లు వెల్లడించడం ప్రజాక్షేమందృష్ట్యా మంచిది కాదని. అందుచేత ఆ విదేశాల పేర్లు, ఆ విదేశ సంస్థల పేర్లు చెప్పజాలనని చెప్పారు.

ఈకేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నవనీ, ఇప్పుడు పేర్లు వెల్లడించడం సక్రమం కాదనీ కూడ ఆయన చెప్పారు.

రహస్యపత్రాలలోని సమాచారాన్ని విదేశ రాయబార కార్యాలయోద్యోగులకు, ఒక విదేశ సంస్థకు అందించిన 4 సందర్భాలు ఇటీవల కనుగొనబడినవని ఆయన చెప్పారు.

ప్లానింగ్ కమిషన్, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రక్షణ మంత్రిత్వశాఖలలోని 6 గురు జూనియర్ ఆఫీసర్లతో సహా మొత్తం 8 మంది అరెస్టు గావించబడ్డారని శ్రీ పంత్ తెలియజేశారు. కాగితాలేమీ పోలేదనీ, ఇలాంటివి జరగకుండా తగినచర్యలు గైకొనబడినవనీ ఆయన చెప్పారు.

దేశరక్షణకు సంబంధించిన ఇలాంటి విషయంలో కూడ మంత్రి సమాధానం చెప్పకుండా దాటవేయవచ్చునా? అని శ్రీ హేమ్ బారువా ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ కూడ లేవదీశారు.

స్పీకర్ ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను తిరస్కరించారు.

మొత్తం నాలుగు కేసులలో రెంటి దర్యాప్తు పూర్తి అయినదని, మిగిలిన రెంటి దర్యాప్తు జరుగుతున్నదని, ఈదశలో పేర్లు వెల్లడించటం తగదని హోంమంత్రి సభవారికి నివేదించారు.

ఆయుర్వేద పరిశోధన

(4 వ పేజీ తరువాయి)

లాయాలలో ఆయుర్వేదాన్ని [illegible] బోధించునని విశ్వసిస్తున్నారు.

ఇంటిగ్రేటెడ్ వైద్య విధానం ప్రస్తుత స్థితులలో అన్ని విధాలా శ్రేష్ఠమైనదనీ, అందరూ దానిని బలపర్చాలని ఉద్బోధించారు.

ఇటీవల ఉడుపా కమిటీ కూడా తన నివేదికలో ప్రతి రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రారంభించాలని గట్టిగా సిఫార్సుచేసిందన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ పేర్ కోసం అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసిందనీ, ఇంకా ఆ కమిటీ నివేదిక ప్రకటించబడుట జరుగలేదని వివరించారు.

1914 మెడికల్ రిజిస్ట్రేషన్ అక్టు క్రింద వీరునందరినీ చేర్చడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగుచర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రిజిస్ట్రేషన్‌కు రెన్యూయల్ ఫీజులేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో వెంటనే ఇంటెగ్రేటెడ్ కోర్సును బోధించే ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

"వి" తరగతి వారికి ప్రత్యేక సీట్లు రిజర్వు చేస్తూ ఆయుర్వేదచట్టం సవరించే వరకూ, ఆయుర్వేదబోర్డు ఎన్నికలు తాత్కాలికంగా నిలుపుచేయాలని సూచించారు.

దేశ ఆరోగ్య పరిస్థితుల అభివృద్ధికి ఎందుకూ ఉపకరించదంటూ గ్రామవైద్య కోర్సును ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఎంప్లాయిమెంటు స్టేట్ ఇన్సూరెన్సు ఆసుపత్రులలో ఎల్. ఐ. ఎం. లను, జి. సి. ఐ. ఎమ్. లను విరివిగా నియమించాలనీ, ఆయుర్వేద ఆసుపత్రులను తెరవాలనీ రాష్ట్రప్రభుత్వాలు సూచించారు.

జీవితభీమా కార్పొరేషనువారి మెడికల్ ఎగ్జామినర్ల జాబితాలో కాడర్‌వారిని కూడా చేర్చడానికి కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేయాలన్నారు,

తమ కాడర్‌వారికి ఇచ్చే జీతాలస్కేళ్ళు న్యాయముగా సహేతుకంగా లేవనీ, ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇంతవరకూ పూర్తిన్యాయం జరుగలేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యిప్పుడు అనుసరిస్తున్న జీతాలస్కేళ్ళ సవరింపు విధానం వల్ల ఎల్.ఐ.ఎం. లకు బాగా దెబ్బతగిలిం దన్నారు.

ఆయుర్వేద ఫార్మసీ క్వాలిటీ పరిశీలన ప్రమాణీకరణకు ఒక ప్రవీణుల సంఘాన్ని నియమించాలని సూచించారు. ఈ సంఘంలోని ఇద్దరు సభ్యులను శాసనమండలికి నామినేట్ చేయాలని సిఫార్సుచేయుమని విజ్ఞప్తి చేస్తున్నారు.

సిమ్లా, ఫిబ్రవరి 16:—

హిమాచల్ ప్రదేశ్‌లోని ఎగువ మహాసుతో విపరీత హిమవర్షం ఫలితంగా ఇండ్లు కూలిపోయి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.

తిరుపతిలో కేంద్ర సంస్కృత సంస్థ

:x:

నెలకొల్పడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యామంత్రి ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 17:—

కేంద్ర సంస్కృత సంస్థను తిరుపతిలో స్థాపించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినదని డాక్టర్ కె. యల్. శ్రీమాలి నేడు లోకసభలో తెలియజేశారు.

శ్రీ అన్సార్, శ్రీవాజపేయి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీమాలి పై విషయాన్ని పేర్కొన్నారు. ప్రతిపాదనసంస్థ భవనాన్ని సంస్కృత సంస్థకు ఇవ్వడానికి తిరుపతి దేవస్థానంవారు అంగీకరించినారని కూడా ఆయన అన్నారు.

నర్సాపురంలో ఒక ఇనుప వర్తకునికి అంగళ్ళ చట్టం క్రింద జ్యుడిషియల్ సెకండ్‌క్లాసు మేజిస్ట్రేటు నలభై రూపాయలు జరిమానా విధించారు.

డాక్టర్ వి. ఎస్. కృష్ణ భౌతిక శరీరం

ఢిల్లీనుండి విమానంలో గన్నవరంకు తెచ్చిన వైనం

విజయవాడ, ఫిబ్రవరి17:—

శ్రీ వి. ఎస్. కృష్ణ భౌతిక శరీరాన్ని నేటి ఉదయం 11—10 గంటలకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ లైన్సు కార్పొరేషన్‌వారి హెరాన్ రకానికిచెందిన విమానంలో కొనిరాబడింది.

విమానాశ్రయంలో వేలాది ప్రజలు కృష్ణగారి మృతకళేబరాన్ని దర్శించి జోహార్లు అర్పించారు.

విజయవాడ సబ్ కలక్టరు శ్రీ రమేశ్ గోవిద్ కృష్ణాగారిభౌతికదేహంమీదపూల మాలలువేశారు. శ్రీయుతులు శాసనమండలి ఉపాధ్యక్షులు జి.ఎస్. రాజు, శాసనసభ్యులు కాకాని వెంకటరత్నం, జాగర్లమూడి చంద్రమౌళి, ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, శాసనమండలి సభ్యులూ ఏలూరుకళాశాల ప్రిన్సిపాలు సుబ్రహ్మణ్యం, విజయవాడ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాలు ఎస్. రామారావు, ఆంధ్రలయోలాకళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ గార్డెన్, గుడివాడ కళాశాల ప్రిన్సిపాలు శ్రీ త్యాగరాజు, గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు డాక్టరు జగన్నాథరెడ్డి రాజ్యసభ సభ్యులు నార్ల వెంకటేశ్వరరావు, విద్యా మంత్రి శ్రీ ఎస్.బి. పి. పట్టాభి రామారావుగారిసతీమణి, పోరదిస్కడి యోగేశ్వరపతి రామకృష్ణ ప్రసాద్, ముఖ్యులు రాజా శ్రీ వి. ఆర్. జి. కె. ఎం. ప్రసాద్, ముళ్ళపూడి తిమ్మరాజు, డాక్టరు సూరపనేని చంద్రమౌళి, ఇంకా అనేకమంది విద్యావేత్తలూ విమానాశ్రయానికివచ్చి తమ శ్రద్ధాంజలి ఘటించారు.

డాక్టరు వి. ఎస్. కృష్ణగారి సతీమణి, కుమార్తె రమాదేవి ఇతర బంధువులూ వెంటరాగా ప్రత్యేకంగా అమర్చబడిన కారులో భౌతిక దేహాన్నివారి స్వగ్రామం పెదపాలెం తీసుకు వెళ్ళారు.

త్రోవలో ఆంధ్రలయోలా కళాశాల, ప్రభుత్వకళాశాల అధ్యాపకులు వేలాదిగా విద్యార్థులు జోహార్లు అర్పించారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర విద్యామంత్రి డాక్టరు శ్రీమాలి, సాంస్కృతిక వ్యవహారాలమంత్రి హుమయూన్‌కబీర్, కేంద్రమంత్రి శ్రీ కె.సి. రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీభీమ సేన్ సచార్, శ్రీమతి సచార్, ఆంధ్రప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వఅధ్యాపకులు, ఫోర్డు ఫౌండేషన్‌వారూ విద్యార్థులు ఇంకా పలుపురు తరపున పుష్పగుచ్ఛాలు పంపబడినవి.

దహన సంస్కారాలు నేటి సాయంత్రం పెదపాలెంలో జరుగుతాయి.

హైదరాబాదు కార్పొరేషన్ సంతాపం

హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ నిన్న సమావేశమై వి.ఎస్. కృష్ణ మరణానికి సంతాపం ప్రకటించింది.

డిప్యూటీ మేయర్ శ్రీ రామారావు దోకే అధ్యక్షత వహించారు.

విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. ప్రభుత్వ కళాశాల విద్యార్థులూ, అధ్యాపకులున్నూ నిన్న సమావేశమై కృష్ణగారికి జోహార్లు అర్పించారు.

శ్రీ వి.యస్. కృష్ణగారి ఆకస్మిక మరణానికి శాసనమండలి సభ్యులు శ్రీ పి. శ్రీరామమూర్తి తమ గాఢసంతాపం ప్రకటించారు. శాసనమండలి సభ్యులు శ్రీ వెంపటి పురుషోత్తం తమ విచారం వెలిబుచ్చారు.

శ్రీ మాడపాటి హనుమంతరావు ప్రభృతుల సంతాప ప్రకటనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 17:—

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు శ్రీ మాడపాటి హనుమంతరావు ఢిల్లీలో ఆకస్మికంగా డాక్టర్ వి. యస్. కృష్ణ మరణించారనే వార్త విని చకితులైనారు. అటువంటి అనుభవశీలురైన విద్యావేత్తలు దేశానికి కావలసిన తరుణంలో వారు మరణించడంవల్ల దేశానికి తీరని నష్టం కలిగిందన్నారు.

ఎంతో అనుభవం, సమర్ధతగల ఉత్తములనీ, అటువంటివారు గ్రాంట్సు కమిషన్ ఛైర్మన్‌గా నియమించబడినందుకు సంతోషించామనీ, ఇప్పుడు వారిమరణం ఆంధ్రప్రదేశ్‌కు దురదృష్టకరమైన విషయమనీ పేర్కొన్నారు.

గ్రాంట్సుకమిషన్‌ఛైర్మన్‌పదవిని స్వీకరించడానికి వెళుతూవుండగా, జనవరి 13న డాక్టర్ కృష్ణను బేగంపేట విమానాశ్రయంలో తాము కలవటం జరిగిందనే సంగతిని విజ్ఞప్తికి తెచ్చారు.

ఉపముఖ్యమంత్రి కూడా తమతోళ్ళ న్నారనీ, తామిందరూ ఎన్నోవిషయాలు చర్చించామనీ, ఇతరులను అవగాహనచేసుకోగల వ్యక్తనీ, ఇండియాలో విద్యారంగానికి ఎంతగానో సహాయపడగల ప్రతిభావంతుడనీ అన్నారు.

శ్రీ చంద్రమౌళి సంతాపం

దేవాదాయశాఖామంత్రి శ్రీ కె. చంద్రమౌళి యూనివర్సిటీగ్రాంట్సుకమిషన్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ మరణానికి గాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. నడివయస్సులో ఆకస్మికంగా కనుమూయడం చాలా బాధను కలిగించిందన్నారు.

భారతీయ విశ్వవిద్యాలయాలకు తీరని నష్టం వాటిల్లింది. వారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నాను.

ఆవలింతలు

పగళ్లు చాలడంలేదు....

ఆస లీది నిద్రకు యోగ్యంగాని యుగ మేమో అనిపిస్తుంది. . . ఎందువల్ల నంటారా ?. . .

మానవుడుపడే తాపత్రయానికి పగళ్ళు చాలడంలేదు. రాత్రిళ్ళు పగళ్లుగా మార్చుకోవడంలో నిద్రకు తావులేకుండా పోతోంది. . . దీని క్కారణం నాగరికత అని చెప్పవచ్చు. . . నాగరికతకు మతో పర్యాయపదమే దురాశ. . .

ఎంత సొమ్ము సంపాదించినా, ఎంత విజ్ఞానం సంపాదించినా మానవుడు తృప్తిపడటంలేదు. . . ఇంకేదో సంపాదించా అనే ఆశతో నిద్రలేకుండా తాపత్రయపడుతున్నాడు.

పూర్వం మానవు డిలాటి అక్కరలేని ఆశలకు పోయేవాడు కాదు. . . "కడుపునిండా తిండీ — కంటినిండా నిద్ర" అనే సామెత ననుసరించి నడుస్తూ వుండేవారు.

పగలుపడ్డ కష్టం...రాత్రి నిద్రతో వెళ్ళు— అనుకొనేవారు. పైగా "నిద్రలేని ముఖం, — అందంలో సగం"అని కూడా చెప్పుకొనేవారు. . . సుష్టుగా భోంచేసి భగవంతుని తలుచుకొని, నిద్రాదేవత నాహ్వానించేవారు. . . అందువల్ల వారి ఆరోగ్యాలు సరిగ్గా వుండేవి. . .

మాకు నిద్రవద్దు....

ఈ కాలంలో "నిద్ర నెలా దూరంగా తరుముదామా ?" అనే ఆలోచన ఎక్కువైంది ప్రజలకు. దానికి తగిన ఉపాయాలు వేశారు. ముందుగా విద్యార్థుల విషయం ఆలోచిద్దాం. . .

పగలంతా విద్యాలయాల్లో చదువు. రాత్రిళ్ళు ఇంటివద్ద చదువు. ఆ సమయంలో నిద్రరాకుండా చేసుకోవడ మెలా! ... ఆదిలో చదువుకొనే కుర్రవాడి జుట్టుకు త్రాడుపోసి, దూలాని క్కట్టేవారుట. . . కునికిపాట్లు వచ్చి ముందుకు వ్రాలినప్పుడల్లా తాడు జుట్టుపీకేది. . కాంతో మెలుకువ వచ్చేదిట.

ఇప్పుడు ప్రతి విద్యార్థి "టీ" సేవించి, చదువుకు ఉపక్రమిస్తాడు. . . 'ఇన్ని పేజీలు చదవాలి' అని లెక్కవేసుకొంటాడు. లేదా 'ఇన్ని గంటలదాకా మేల్కోవాలి' అని నిశ్చయించుకొంటాడు. అంతేగాని, చదువుమీద ఆసక్తితో గాని, ఆత్మబలంతోగాని మేల్కొనేవారు అరుదు.

ఈ 'టీ సేవన' వాంక — సిగరెట్లు పూదడం ప్రారంభిస్తారు. ఈ రెండిటి ప్రభావంవల్ల — కళ్ళు ఎర్రపడటం — ముఖం పీక్కుపోవడం. .. ఆరోగ్యం అవతారంగా మారడం సంభవిస్తూ వుంటుంది. నిద్రను ఇన్నివిధాల బలవంతంగా నెట్టడంలో కొంతసేపు కృతకృత్యులైనా — మెదడు స్వాధీనమవడంమాట సంశయం. . .

రెండుగంటలు బలవంతాన మేలుకొన్నందుకుగాను — తెల్లారి ప్రొద్దెక్కేదాకా నాల్గు గంటలు నిద్రపోవడం సంభవిస్తుంది. . . ప్రశాంతమైన ప్రత్యూషసమయం సుషుప్తిలో అంతరించిపోతుంది. . .

దీనివల్ల వచ్చేనష్టం తెలిసికూడా చేసిరు సేవించి, సిగరెట్లు పెదవుల్లో బిగించి వెలిగించి— నిద్రను పాడుచేసుకోవడ మనే అలవాటులో నుంచి తప్పించుకోలేరు పాపం చాలామంది.

"రాత్రికి వచ్చి మీతో మాట్లాడాలి కాసేపు" అని ఎవరైనా అంటే — వెంటనే "మమారు ఎంతసేపు మాట్లాడాలి" అనే ప్రశ్నవస్తుంది. "ఆ! అట్టేసేపు మాట్లాడను లెండి..ఒక్కగంట చాలు" అంటే.

—"మీరెంతసేపు మాట్లాడినా ఫర్వాలేదు. ఇంతసేపని ముందు తెలిస్తే నేను సిగరెట్లు కొని వుంచుకొంటా మని. అర్ధరాత్రివేళ దొరకవుగా మా 'పేట'లో" అని చెపుతూ వుంటారు. . .

నిప్పుచూస్తే ఎలుగుబంటి భయపడి పారిపోయినట్లు — సిగరెట్టు, కొడి చూచి, నిద్రాదేవత భయపడి పారిపోతుందేమో మరి ? "టీ త్రాగిన మనిషిదగ్గ రికిరా"నని ఏసందర్భంలోనైనా వొట్టు పెట్టుకొందేమో ఆ దేవత!. . .

మా బంధువులలో ఒకాయన వున్నాడు. రాత్రిపూట ఆయనతో మాట్లాడుతుంటే — "చెప్పండి, ఇంకా — అప్పన్నకొట్టు తీసేవుంది లెండి" అనేవాడు. ఆయనగా రా అప్పన్నకొట్లో అంబారు బీడీలుకొని త్రాగుతూ వుంటాడు.

భార్యా - బీడీల లెక్క

ఇలా మాట్లాడుతున్న సమయంలో ఒక్కొక్కప్పుడు అప్పన్నకొట్టు కట్టివెయ్యడం సంభవించేది. ఆయనసంభాషణతీవ్రతలో అది గమనించేవాడు కాదు. ఆ తర్వాత కొంతసేపటికి ఆయనగారిభార్య వచ్చి, అక్కడవున్న బీడీలు లెక్కపెట్టి మాట్లాడకుండా చక్కాపోయేది.

తర్వాత తెలిసింది మూడు బీడీలు వుండగా, ఆయన ఎంత అవసరంగా మాట్లాడుతున్నాసరే ముగించి "తొక్కంది తెల్లారి" అని లేచిపోయి వెళుతుంటాడట..మూడుపైన ఎన్ని బీడీ లున్నాయో తెలుసుకోవడానికే ఆమె అలా వచ్చి చూచిపోయేదట—

మూడు బీడీలే వున్నాయి

మువ్వే ఆడించు

ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రివేళ పిల్లలు లేచి 'నాన్నా! నాన్నా!' అని ఏడుస్తూంటే, ఆవిడ గారు "ఏమండీ! మిమ్మల్నే. పిల్లాడు నాన్న కావాలంటున్నాడు. . . ఒక్కసారి లేవండి" అని పిలిస్తే, ఆయన వెంటనే "బీడీలు లేవు. . . నువ్వే ఆడించు" అనేవాడు.

"పిల్లాడు ఏడుస్తూంటే బీడీ లేమిటండీ" అని ఆవిడ గదమాయిస్తే, ..

"పోనీ ఒక కట్టకొని వుంచకపోయావూ ? ఇలాటప్పుడు పనికి వచ్చేది?" — అని తిట్టిపోసి దుప్పట్లో ముట్టముట్టుకు నిద్రపోయేవాడు. . .

ఈయనగారికే ఒకరోజు అర్ధరాత్రివేళ లేలు కట్టిందిట. . . ఎవరో లేచి మందుకోసం పరుగెత్తుతుంటే — "అలావెళ్లి అంబార్ బీడీ కట్టకూడా ఒకటితే, నిద్రమేలుకుండాలిగా మరి" అన్నాడుట. . .

ఈ సందర్భంలో ఇంకో సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఒక ఇంటి యజమానికి సిగరెట్లు అలవాటు. అవిలేందే అరగంటకూడా నిద్రపుకోలేడు. ఒకరోజు రాత్రిపూట ఆయన భార్యకు నొప్పులు రావడం ప్రారంభించాయి. 'మంత్రసాని' కోసం వెళ్లమన్నా రాయన్ని. . .

సిగరెట్లకు పోతే శిశువు—

"ఎలాగూ పురుడొచ్చేదాకా మేలుకోవాలిగదా—రెండు పెట్టెల సిగరెట్లుంటే మంచి" దని — పూరికి కొంచెం దూరంగావున్న సినిమా హాలుదగ్గరికి వెళ్లి సిగరెట్లు కొనుక్కొని — మరోప్రక్కవున్న మంత్రసానిని తీసుకొని ఇంటికి వచ్చేసరికి — ఎవరో ఎదురొచ్చి 'ఆడ శిశువు' అన్నారుట.

చాలామంది పాపం! నిద్ర మేలుకోవాలంటే— నిద్రతో యుద్ధానికి సాధనసామాగ్రి సంపాదించుకొని నానావస్థలు పడుతూవుంటారు.

నిద్ర ఆపుకోవడాని కెంత అవస్థో — నిద్ర లేవడానిక్కూడా అంత హంగామా కావాలి పిల్లకు. పూర్వకాలపువాళ్లకు 'ఎన్ని గంటలకు'రమ్మంటే అన్ని గంటలకు మెళుకువ వచ్చేది. . గాంధీజీ కార్ములో ప్రయాణిస్తున్నప్పుడు — 'పై మజిలీ ఎన్ని మైళ్ళు ?' అని అడిగి కారుప్రయాణపుబట్టి కాలం గుణించుకొని, సరిగ్గా ఆ మజిలీ వచ్చేసరికి కళ్ళు తెరిచేవారట. . .

అలాటి మనోబలం వుండేది వారికి. ఇప్పటి వారికి తెల్లారింది మొదలు 'మేల్కొలుపు' ప్రారంభిస్తే ఏ పదిగంటలకో కళ్ళువిప్పడం గగనం, అద్దైనా కసురుతూ. . . విసుగుతూ!.

ఒక ఇల్లాలు 'ఏనిమిది గంటలైంది లేవండి' అని భర్తను లేపింది. ఆయన ఎలాగో లేచి కళ్ళు తుడుచుకొని అక్కడున్న అలారం టైంపీస్ వంక చూచి — "పాడు గడియారాలు —ప్లాటు పారాలపీడా, పడకగదుల్లో ఒక్కొక్కోన్నరుగానే వస్తున్నాయి" అని విసుక్కొన్నాడు.

"అయితే తమరికోసం ప్రత్యేకించి క్రొత్త గడియారాలు చేయించాల్సిందే"నని ఆవిడ పకపకా నవ్వింది. . . మరి, నిద్ర లేవడమంటే, — ఒక క్రతు వవుతుంది చాలామందికి. . .

నిద్ర లేవడమనే పాపం చేయలేక — చాలా ఇళ్లల్లో "అలారం టైంపీసులు" కొని వుంచుకొంటారు. . . పాపం, వాటికి తిట్లు తెరియవు... ఎప్పుడు మోగమంటే అప్పుడు మోగుతూ వుంటాయి. . .

ఒక్కొక్కప్పుడు, కావాలని అలారంపెట్టే అవి మోగుతున్నప్పుడు ఎక్కడలేని కోపం వచ్చి వాటిని గట్టిగా నొక్కి నిద్రపోయేవా రున్నారు.. కొందరు కాలితో విసిరితన్ని గుర్రుకొట్టేవా రున్నారు...

మరికొందరు, అది చెడిపోతుం దనే భయమున్నా లేకుండా "ఏమి టీ వెధవమోత" అని విసిరి గిరాటువేయడం, దానికి దెబ్బతగిలి అది ఆగిపోవడం. . . మర్నాడు దాన్ని చికిత్సాకేంద్రానికి చేర్చడం — జరుగుతూ వుంటుంది.

అలారం మోగిందండీ....

ఒకరింట్లో వుద్యోగస్థుడు తెల్లవారుజామున లేవడానికి అలారం పెట్టేవాడు. దానిమోతకి ఆయన లేచేవాడు కాదు. భార్య లేచేది. అలారం ఆపివేసి "ఏమండీ! లేవండీ! అలారం కొట్టిందండీ! అప్పుడే అయిదు నిముషాలైందండీ" — అంటూ నుండునేది.

"నీ అలార మేమిటి నాకు, నోరు మూసుకు పడుకో" అని దబాయించేవా డా భర్త. "మరి ఆఫీసుపనివుండదన్నారుకాదండీ"అనే దామెతీవ్రంగా.

"నా కేం లేదు, నిన్ననే శెలవు చేశాను ఆఫీసుకి. . . నన్ను లేపకు, వెళ్ళు" అని ముసుగు పెట్టుకు పడుకొనేవారు.

ఒకసారి మా పర్లినాథు అన్నారు: "మీ కొక్కటే అలారంగాని, మా ఇంట్లో నాలుగున్నాయి. . . వాటికి 'కీ' ఇవ్వక్కర్లా. . . ప్రతి గంటకీ ఒకటి మ్రోగుతుంది. — నెం. 1, నెం. 2, నెం. 3, నెం. 4, గడియారాలు అని పేరు పెట్టుకొన్నా వాటికి. 'ఆ నెంబర్ని బట్టి ఇన్నిగంటలైందీ' అని మా కర్థమవుతుంది" అన్నారు.

"నాలుగు గడియారా లెందుక్కొన్నారండీ" అంటే

"కొనలా. . . భగవంతుడు బహుమతి పంపాడు" అన్నారు.

అప్పుడు తెలిసింది ఆయన పిల్లలుకావన్ను... నాన్న లేచి ఏడవడం అలారం—[illegible]

—రావూరు



జనగణన, 1961

చట్టబద్ధమైన బాధ్యతలు

జనగణన, 1948 వ సం. పు 37వ చట్టమైన భారత జనగణన చట్టముక్రింద చట్టబద్ధమైనది.

1. జనగణన కొరకు వినియోగింపబడిన ఉద్యోగి గాని, వ్యక్తిగాని తనవిధిని నిర్వర్తించుటకు తిరస్కరించినను, లేక నిర్వహించకున్నను, లేక ఏవ్యక్తి అయిన మరియొక వ్యక్తిని విధి నిర్వహణయందు అడ్డగించినను,

2. ఏవ్యక్తి అయినా జనగణన ప్రశ్నలకు బుద్ధిపూర్వకముగా సమాధానము లివ్వకపోయినను లేక తప్పుడు సమాధానము లిచ్చినను,

3. ఏవ్యక్తి అయినను జనగణన ఉద్యోగికి తమ ఆవరణలోనికి సముచితమైన ప్రవేశ మివ్వని యెడల,

4. ఏవ్యక్తి అయినను ఇంటి నంబర్లను చెరిపేసినను, మార్పు చేసినను, చెడగొట్టినను,

5. ఏ వ్యక్తి అయినను తెలిసి తప్పుసమాచారము ఇచ్చినను,

6. ఏ వ్యక్తి అయినను జనగణన కార్యాలయములోనికి ధిక్కరించి ప్రవేశించినను,

సదరు చట్టము 11వ సెక్షను ప్రకారము వేయి రూపాయలవరకు జరిమానా విధించబడవచ్చును. ఇదియేగాక—

1. ఏ జనగణన అధికారి అయినను బుద్ధిపూర్వకముగా న్యూనత పరచు, లేక అసంగతమైన విధముగా ప్రశ్నించినను లేక తెలిసియుండియూ అసత్యమైన సమాచారమును వ్రాసినను, లేక జనగణన సమాచారమును ఇతరులకు వెల్లడి చేసినను,

2. ఏజనగణనపత్రము నైనను, సార్టరుగాని, కంపైలరు గాని మరియే ఇతర జనగణన కార్యాలయోద్యోగులుగాని తీసివేసినను, దాచినను, నష్టపరచినను లేక నాశనము చేసినను,

వేయి రూపాయిల జరిమానా, ఆరు నెలల వరకు కారాగారవాస శిక్షకూడా విధింపబడవచ్చును.

(ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల సూపరింటెండెంటుగారిచే ప్రచురించబడినది.)

కాంగోలో అంతర్యుద్ధ నివారణకు తీవ్రమైన తక్షణ చర్యలు అవసరం

—: x :—

భద్రతా సంఘంలో ఇండియా, అరబ్ రిపబ్లిక్, లైబీరియాల తీర్మానం

—: x :—

తూర్పురాష్ట్రాలపై దాడికి యత్నించే బెల్జియన్‌లను తుపాకుల కెరచేయవలసిందని శ్రీ రాజేశ్వర్ దయాళ్ ఉత్తరువు

మిత్రరాజ్యసమితి కార్యాలయం(న్యూయార్క్), ఫిబ్రవరి 16 :—

లుముంబా, ఆయన సహచరుల హత్యలను నిరసిస్తూ భద్రతా సంఘంలో అధికారరీత్యా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడానికి ఇండియా, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, లైబీరియాలు నేటి రాత్రి అంగీకరించాయి.

ఇదే సమయంలో కివూ రాష్ట్రంలోగాని ఓరియంటేల్ రాష్ట్రంలోగాని బెల్జియన్ సైనికోద్యోగు లెవరైనా ప్రవేశిస్తుంటే "కాల్చి చంపివేయవలసినది"గా కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ నేడు ఉత్తరువు చేశారు.

కల్లోలితమైవున్న కాంగోలో అంతర్యుద్ధ నివారణకు సమితి సర్వవిధాల యత్నించాలని కూడా ఈ తీర్మానం కోరగలదని విశ్వసనీయ వర్గాలవారు పేర్కొన్నారు.

కాంగోలోని విదేశ సైన్యాలు సమితి వుంచినవి తప్ప మిగిలినవన్నీ ఉపసంహరించబడాలనీ, శ్రీ లుముంబా ఆయన సహచరుల మరణాలకు కారణమైన పరిస్థితులను గురించి దర్యాప్తు చెయ్యాలనీ, కాంగోలీస్ పార్లమెంటును పునస్సమావేశ పరచాలనీ కూడా ఈ తీర్మానం పేర్కొనగలదట.

సోవియెట్ యూనియన్ వీటో చెయ్యడానికి అవకాశం లేకుండా శ్రీ హమర్‌షెల్డ్ బర్తరఫ్ సంగతి ఈ తీర్మానం పేర్కొనదట.

సింహళం సూచన

భద్రతాసంఘం నేటిరాత్రి సమావేశమైనపుడు సింహళప్రతినిధి శ్రీ హెచ్.ఒ. విజె గుణవర్ధనే ప్రసంగిస్తూ, కాంగోనుంచి ప్రస్తుత సమయంలో సమితి బలాల ఉపసంహరణ కొత్త అల్లరులకు, అంతర్యుద్ధానికి దారితీయవచ్చునని అన్నారు.

సమితి తన బాధ్యతలను వదులుకోజాలదనీ, సమితి బలాలను ఉపసంహరించడంగాక, భద్రతా సంఘం అక్కడి శాంతి సంసిద్ధికి వీలుగా సమితి అధికారాల విస్తరణ, స్పష్టీకరణ జరగవలసి వుందనీ పార్లమెంటును తక్షణమే సమావేశపరచి ప్రభుత్వాన్ని స్థాపించడం సమితి అధికారం క్రింద లేని విదేశ సైనిక వర్గాలను అక్కడనుంచి తొలగించడం ముఖ్యంగా జరగాలనీ శ్రీ విజెగుణవర్ధనే అన్నారు.

లుముంబా, ఆయన సహచరుల మరణ కారణాల విచారణ కూడా అవసర మన్నారు.

పోలెండ్ నిరసన

నేటి మధ్యాహ్నం సమావేశంలో పోలిష్ ప్రతినిధి శ్రీ బోహిదాన్ లెవాండిస్కీ ప్రసంగిస్తూ శ్రీ హమర్‌షెల్డ్‌ను సమితి సెక్రెటరీ జనరల్ పదవినుంచి బర్తరఫ్ చెయ్యాలనీ, ఆయన అధికారాన్ని పోలిష్ ప్రభుత్వం యిక గుర్తించబోదనీ అన్నారు.

కాంగోలో శ్రీ హమర్‌షెల్డ్ చర్యలు సమితి లక్ష్యాలకు బాధ్యతలకు వ్యతిరేకంగా వున్నవన్నారు.

పోలిష్ ప్రతినిధి ప్రసంగిస్తూవున్న సమయంలోనే శ్రీ హమర్‌షెల్డ్ సమావేశానికి వచ్చి, బ్రిటిష్ ప్రతినిధి సర్ పాట్రిక్ డిన్ ప్రక్క కూర్చున్నారు. సోవియెట్ ప్రతినిధి శ్రీ వెలిరియన్ జోరిన్ శ్రీ లెవాండిస్కీ ప్రసంగాన్ని శ్రద్ధగా వినడానికి తాను నోట్సు వ్రాసుకోవడాన్ని కొంతసేపు విరమించారు.

ఈక్వెడార్ ప్రతినిధి శ్రీ బెనిటెస్ ప్రసంగిస్తూ, లుముంబాను, ఆయన సహచరులను హత్యచేసినవారిని అంతర్జాతీయంగా విచారణకు పెట్టాలన్నారు. శ్రీ లుముంబాను హత్యచెయ్యడం గొప్ప పొరపాటన్నారు.

సమితి సెక్రెటరీ జనరల్‌పట్ల ఈక్వెడార్‌కు విశ్వాసం కలదనీ, ఆయనను నెపపెట్టరాదనీ శ్రీ బెనెటెస్ పేర్కొన్నారు.

కాంగో కంతటికీ అధికారంవున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమితి సభ్యత్వంకల దేశాలు గుర్తించరాదని కూడా ఆయన అన్నారు.

గినియా విమర్శ

శ్రీ లుముంబా, ఆయన ఇద్దరు సహచరుల హత్యకు బెల్జియం రాజు బదోయిన్, బెల్జియన్ ప్రభుత్వం, జనరల్ డిగోల్, అట్లాంటిక్ సంధి రాజ్యాల నాయకులు, హమర్‌షెల్డ్, ప్రెసిడెంట్ షోంబే, ప్రెసిడెంట్ కసావుబూ, మేజర్‌జనరల్ మొబుటూ, కాంగో విదేశాంగ మంత్రి జస్టిన్ బొంబాకో, కాసై రాష్ట్రం ప్రెసిడెంట్ కలోంజీలు బాధ్యులని, గినియా ప్రతినిధి శ్రీ డియాలో టెల్లి అన్నారు.

ఫ్రాన్సును, పూర్వపు ఫ్రెంచి కాంగోను ఆయన తీవ్రంగా విమర్శించారు. సమితి నిపుణులను, సలహాదారులను గినియా ప్రెసిడెంట్ సెకాతోరే తమ దేశంనుంచి బహిష్కరించారని కూడా గినియా ప్రతినిధి పేర్కొన్నారు.

అల్జీరియాకు ఫ్రాన్సు స్వాతంత్ర్య మివ్వాలని కూడా ఆయన అన్నారు.

శ్రీ దయాళ్ ఉత్తరువు

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 16:—

రువాండా ఉరుండి ధర్మకర్తృత్వ ప్రాంతం నుంచి కివూ రాష్ట్రంపైన దండయాత్రకు బెల్జియన్ పేరాషూట్ సైనికులు ఆయత్తమవుతున్నారనీ, ఓరియంటేల్ రాష్ట్రంపై మేజర్ జనరల్ మొబుటూ బలాల ముట్టడికి ఈక్వెటార్ రాష్ట్రంలోని బుంబాలోగల బెల్జియం సలహాదారులు తోడ్పడుతున్నారనీ వార్తలు రావడంతో, కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ కివూ రాష్ట్రంలోగాని, ఓరియంటేల్ రాష్ట్రంలోగాని బెల్జియన్ సైనికోద్యోగులు ఎవరైనా ప్రవేశిస్తే కాల్చి చంపివేయవలసినదిగా సమితి సైనికులకు ఉత్తరువు చేశారు.

ఈ రెండు రాష్ట్రాలలోను లుముంబాపట్ల అభిమానంగల వారికి ప్రాబల్యం వున్నది.

లియోపాల్డ్‌విల్లీ రాష్ట్రం ప్రెసిడెంట్ శ్రీ క్లియోఫాస్ కమిటాటూను, శ్రీ లుముంబాపట్ల అభిమానంగల పెక్కుమందిని అరెస్టు చెయ్యడానికి లియోపాల్డ్‌విల్లీ అధికారులు ఉత్తరువులు జారీచేశారని తెలుస్తున్నది.

లుముంబా అభిమానులు పెక్కుమంది సమితిరక్షణ కోరారట.

ఆఫ్రికన్‌పేటలో రెండురోజుల క్రితం రేగిన అల్లరుల ఫలితంగా ముగ్గురు మరణించినందున లుముంబా అభిమానుల నందరిని యిక్కడి అధికారులు చుట్టివేయగలరని పరిశీలకులు భావిస్తున్నారు.

సమితి సామరస్య సంఘం కాంగోలో ప్రాథమిక న్యాయసూత్రాల రక్షణకు తీవ్రచర్యలు తీసుకోవలసినదనీ, కాంగోలీస్ సైనికులను నిరాయుధం చెయ్యవలసిందనీ కాంగోలో శాంతి భద్రతల రక్షణకు సమితి ఆదేశాలను అమలుజరిపే సైన్యాన్ని నిర్మించవలసినదనీ సమితి సామరస్య సాధక సంఘం భద్రతా సంఘాన్ని కోరింది.

కీర్తిశేషుడైన లుముంబా ఆత్మశాంతికై ప్రార్థనలు జరిపించడానికి నిరాకరించినందుకు ఒక బెల్జియన్ కాథలిక్ మతాధికారిని నేటి ఉదయం ఒకరు పొడిచారు. మరి యిద్దరు బెల్జియన్ మతాధికారులపైన కూడా దాడి జరిగింది.

కివూ, ఓరియంటేల్, లియోపాల్డ్‌విల్లీ, రాష్ట్రాలలో బెల్జియనులకు వ్యతిరేకంగా సంఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చినవి. కివూలో నిన్న 12 మంది యూరోపియనులను అరెస్టు చేసి, కొట్టి, మలయన్ సైనికుల జోక్యం పెట్టుకొన్నమీదట వదిలి వేశారు.

పెక్కుమంది యూరోపియనులు కివూ నుంచి సరిహద్దుదాటి రువాండా ఉరుండికి చేరుకొంటున్నారు.

లుముంబా అభిమానులైన రాజకీయ నిర్బంధితులను లియోపాల్డ్‌విల్లీ అధికారులు ఎక్కడికో పంపివేసినట్లు వదంతులు వ్యాపించినందున స్టాన్లీవిల్లీలో ఉద్రిక్తత ఏర్పడింది.

స్టాన్లీవిల్లీలో పరిస్థితిపట్ల కూడా సమితి ఆందోళన పడుతున్నది. నెలరోజుల క్రితం అరెస్టయిన ఎనమండుగురు బెల్జియనుల విషయంలో సమితి భయపడుతూవుంది. లియోపాల్డ్‌విల్లీలో యిటీవల అరెస్టయిన లుముంబా అభిమానులు ఉరితీయబడ్డారనీ, యిది స్టాన్లీవిల్లీలో ప్రతీకార చర్యలకు దారితీయవచ్చుననీ కూడా సమితి భయపడుతున్నది.

శిఖరాగ్ర చర్చలకు సూచన

న్యూయార్క్, ఫిబ్రవరి 15:—

కాంగోలోని వేర్వేరు రాజకీయ వర్గాల 'శిఖరాగ్ర' సమావేశానికి ఏర్పాటుచేసి, ఫెడరల్ పద్ధతి ప్రభుత్వాన్ని స్థాపించడం ఒక్కటే కాంగో సమస్యా పరిష్కారానికి మార్గమని సమితి సామరస్య సంఘం కాంగోపై సమితి నియమించిన సలహా సంఘానికి నివేదించింది.

ఈ సమావేశం నేటి మధ్యాహ్నం శ్రీ హమర్‌షెల్డ్ అధ్యక్షతను జరిగింది.

సామరస్య సంఘం సిఫారసులు కొన్ని అందిన వన్న వార్త దావానలంలా వ్యాపించి, కాంగో సమస్యా పరిష్కారానికి శాంతియుతమైన పరిష్కారం సంభవమనే ఆశలు రేకెత్తించింది.

ఫెడరల్ పద్ధతి ప్రభుత్వ స్థాపనకు జరిగిన ప్రయత్నాలకు ప్రోత్సాహం లభించిందనీ, కాంగో ప్రధానిగా గతవారంలో పేర్కొనబడిన శ్రీ జోసెఫ్ ఇలియో అందుకు సుముఖత్వంచూపారనీ తెలుస్తున్నది.

కాంగోలీస్ పార్లమెంటును తక్షణం పునస్సమావేశ పరచాలని కూడా సామరస్య సంఘం సిఫారసు చేసింది.

జనవరి ఆరవతేదీనే లుముంబా మరణించారా?

దార్‌ఎస్‌సలాం, టాంగాన్యికా, ఫిబ్రవరి 16:—

ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు శ్రీ జె. ఆలిఫా చిపాకా నేడు యిక్కడ ఒక ప్రకటన చేస్తూ థిస్విల్లీనుంచి కాటంగాకు విమానంలో పంపినపుడే ఆయనను అతితీవ్రంగా కొట్టారనీ జనవరి ఆరవతేదీనే ఆయన చంపివేయబడ్డారనీ అన్నారు.

ఈ సమాచారం తనకు ఏవిధంగా తెలిసినదీ వెల్లడింపజాల నన్నారు. కాంగోలోవలె వివిధ జాతుల ప్రభుత్వాన్ని టాంగాన్యికా కూడా కాంగో ఎదుర్కొన్నట్టి పరిస్థితినే ఎదుర్కొనగలదని అన్నారు.

దక్షిణ కాసై నాయకుల నిర్ణయం

దక్షిణకాసై రాష్ట్రంలోని నాయకులు యిటీవల బక్వాంగాలో సమావేశమైనపుడు కాంగో కాన్ఫెడరేషన్ ఏర్పాటుకు వీలుగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చెయ్యాలని సూచించారు.

ప్రెసిడెంట్ కలోంజీ సూచనను ప్రెసిడెంట్ షోంబే, కసావుబూ, జోసెఫ్ ఇలియో, బొంబాకోలకు తంతిద్వారా తెలియజేశారు.

డిసెంబర్ 15 న ఫ్రెంచి భాష మాట్లాడే ఆఫ్రికా రాజ్యాలు బ్రజ్‌విల్లీలో సమావేశమై కాంగోపై రౌండ్ టేబుల్ సమావేశం జరిపించడానికి నిశ్చయించారు. మూడు వారాలపాటు తీవ్రమైన తర్జన భర్జనలు సాగినమీదట ఆ సమావేశాన్ని మార్చి మొదటితేదీకివేయడంతో లియోపాల్డ్‌విల్లీలోని పరిశీలకులు నిర్ఘాంత పోయారు.



శ్రీ కన్యకాపరమేశ్వరీ అన్నసత్రం కమిటీ విజయవాడ వారి యాజమాన్యమున 15 వ తేదీని రథోత్సవం జరిగినప్పటి చిత్రం

"చైనాతో సరిహద్దు చర్చలు జరపడానికి మాకు హక్కు ఉన్నది"

—: x :—

నెహ్రూ వైఖరితో తనకు నిమిత్తం లేదని ప్రెసిడెంట్ అయూబ్ పునరుద్ఘాటన

—: x :—

లుముంబా హత్యకు జబ్బల్‌పూర్ అల్లరులకు పాకిస్తాన్ అధ్యక్షుని వింతసామ్యం

ఢాకా, ఫిబ్రవరి 16:—

చైనా-పాకిస్తాన్ సరిహద్దులను గుర్తుపెట్టే విషయాన్ని చైనాతో చర్చించగల "హక్కు" పాకిస్తాన్‌కు ఉన్నదని ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ నేడు పునరుద్ఘాటించారు. "ఈ విషయంలో నెహ్రూ అభిప్రాయం వేరుకావచ్చు. ఆయన అభిప్రాయాన్ని కాపాడుకునే హక్కు ఆయన కున్నది. అలాగే మా అభిప్రాయాన్ని కాపాడుకునే హక్కుకూడా మాకు ఉన్నది" అన్నారు అయూబ్‌ఖాన్. చైనా సరిహద్దు వెంబడే ఉన్న ప్రాంతం చట్టరీత్యా పాకిస్తాన్ క్రింద ఉన్నదని కూడా ఆయన అన్నారు.

పాక్ ప్రెసిడెంట్ శ్రీ అయూబ్‌ఖాన్, ఇటీవల జబల్‌పూర్ కల్లోలాలలో జరిగిన దురంతాలకు, పాట్రిస్ లుముంబా, అతడిసహచరుల హత్యకు సామ్యం తీసుకుని వచ్చి నేడొక ప్రకటన చేశారు.

కరాచీ నుంచి నేడిక్కడికి వచ్చిన సందర్భంలో, ఆయన పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ, ఇలా అన్నారు:

"కాంగో దాకా ఎందుకు? మన దాపులోనే జరుగుతున్న అత్యాచారాలు చూడండి. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన దురంతాలు చూడండి. ఎందరెందరు అమాయకులు మరణించారో. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతవో మనం వూహించనుకూడా వూహించలేము. ఈ విధమైన సంఘటనలు జరగడం ఆ దేశంలో ఒక మామూలైపోయింది. ఆ దేశంలో (ఇండియా) మహమ్మదీయులు నూటికి 7 లేక 8 వంతుల మంది ఉంటారు. అంత అల్పసంఖ్యలో ఉన్న మహమ్మదీయులు ఏం చేయగలరు? అంతే కాక రాజకీయంగా వారు పూర్తిగా బలహీకరింపబడ్డారు. ఆర్థికంగా వారి స్తోమత పూర్తిగా నశించింది. అయినప్పటికీ వారిపట్ల ఈవిధంగా అన్యాయంగా ప్రవర్తించవలసిన అవసరమేమిటో నేను వూహించలేకుండా ఉన్నాను.

"కాంగోలో శ్రీ లుముంబా ఆయన సహచరుల హత్య అతిహేయమైన నేరం. లుముంబా హత్యకు కారణాలేవైనా కావచ్చు. లుముంబాను ప్రభుత్వమే హత్యచేసి ఉండవచ్చు. లేదా ఆయన జైలునుంచి తప్పించుకుని పోతూండగా, గ్రామీణులే హత్యచేసి ఉండవచ్చు. ఏమైనా, ఈహత్య అతిఘోరమైన ఘాతుకకృత్యం."

పాక్ పర్యటన పూర్తిచేసుకొన్న ఎలిజబెత్ రాణికి వీడ్కోలు నివ్వడానికి శ్రీ అయూబ్‌ఖాన్ నేడిక్కడికి వచ్చారు.

ఆఫ్రికా ప్రజలకు సముజ్జ్వల భవిష్యత్తు

—: x :—

చాలా చేరువలో ఉన్నదని పండిట్ పంత్ ఆశాభావం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19—

ఆఫ్రికా ప్రజలు తమ భవితవ్యాన్ని స్వశక్తిలో తమకు తామె రూపొందించుకొనగలరోజు చాలా చేరువలోనే ఉన్నదని హోం మంత్రి శ్రీ జి. బి. పంత్ నేడు ఒక సందేశంలో పేర్కొన్నారు.

ఆఫ్రికా వ్యవహారాల భారత మండలి ఆధ్వర్యాన రేపటినుంచి ఇక్కడ జరుగనున్న ఒక సదస్సుకు సందేశం పంపుతూ పండిట్ పంత్‌పై విషయాన్ని పేర్కొన్నారు.

ఆఫ్రికాలో ఆధిపత్యంకోసం ఈనాడు యూరప్ రాజ్యాలు కీచులాడుకుంటూ ఉన్నవని ఆయన విమర్శించారు.

ద్వితీయ ప్రపంచసంగ్రామానంతరం ఆఫ్రికా ఖండంలో నూతన చైతన్యం మేలుకున్నదని, ఆఫ్రికా ప్రజలు తమ భవిష్యత్తునుతామేస్వశక్తితో రూపొందించుకొనగలరోజు చేరువలోనే ఉన్నదని పండిట్ పంత్ అన్నారు.

పౌరసమితినుండి 7 గురి రాజీనామా

రాజమండ్రి కౌన్సిల్ అధికార పార్టీలో చీలిక

(మన విలేఖరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 16:—

రాజమండ్రి మునిసిపల్ అధికార పార్టీయైన పౌరసమితినుండి ఆపార్టీ చీఫ్‌విప్ తో సహా యేడుమంది సభ్యులు (కవున్సిలర్లు) రాజీనామా చేశారు. ఆ పౌరసమితిలో సభ్యుడు కాకపోయినా నేటివరకు ఆ పౌరసమితిని బలపరుస్తున్న 16 వ వారు కవున్సిలరు శ్రీ వంకాయల సుబ్బారావు కూడా తమ సహకారాన్ని యికనుండి యివ్వుటకు అంగీకరించ నందున 24 మంది సభ్యులుగల పౌరసమితి బలం 16 వరకు పడిపోయింది. అనగా 36 మంది సభ్యులుగల కవున్సిల్‌లో పూర్వం మెజారిటీ పార్టీగా వ్యవహరించుచున్న పౌరసమితి యిప్పుడు మైనారిటీ పార్టీగా దిగజారింది.

పౌరసమితి నాయకుల స్వప్రయోజన విధానాలకు నిరసనగా తాము పౌరసమితినుండి రాజీనామా చేసి యికముందు కవున్సిల్‌లో ఒక స్వతంత్ర వర్గంగా కూర్చుండుటకు నిశ్చయించుకొన్నామని ప్రజల సహకారం సలహాలను యెప్పటి కప్పుడు తీసుకొంటూ యికముందు వ్యవహరించెదమని రాజీనామాచేసిన యీ క్రింది సభ్యులు ఒక సంయుక్త ప్రకటన చేశారు.

పౌరసమితినుండి రాజీనామా యిచ్చిన యేనిమిది మంది సభ్యుల పేర్లు యివి.

శ్రీయుతులు కర్రి రామారావురెడ్డి (పార్టీ చీఫ్ విప్), ఎలమంచిలి క్రిష్ణమూర్తి, మోరంపూడి కళింగరావు, పోతుమూడి వెంకటస్వామి, మాదిరెడ్డి వెంకటేశ్వరరావు, షేక్ మస్తాన్, వంకాయల సుబ్బారావు, గొర్రెల అప్పలస్వామి గారలు.

శ్రీ వంకాయల సుబ్బారావుతప్ప మిగత కపాన్సిలర్లు తమ రాజీనామాను పౌరసమితి అధ్యక్షులైన మునిసిపల్ ఛైర్మన్ శ్రీ నిడమర్తి నరసింహంగారికి స్వయంగా అందచేసినట్లు తెలియుచున్నది.

జబల్‌పూర్, ఫిబ్రవరి 16:—

ఇక్కడ, ఇటీవల జరిగిన కల్లోలాలవల్ల, అనేకమంది చేనేత పనివారు, బీడీ కార్మికులూ, పనిలేక అవస్థ పడుతున్నట్లు తెలుస్తున్నది. కల్లోలాలు జరిగిన సమయంలో నగరంలోని, అనేక మగ్గాలు, మరమగ్గాలు దెబ్బతిన్నవి. కల్లోలాలవల్ల ఎక్కువగా నష్టపడినవారు బీడీ కార్మికులు.

శ్రీ కాశీ కృష్ణాచార్య సంస్కృత సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం

—: x :—

డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు అధ్యక్షతన గుంటూరులో "ఆంధ్రభోజ" బిరుద ప్రదానం

గుంటూరు, ఫిబ్రవరి 16 :—

వేదవాఙ్మయాన్ని క్షుణ్ణంగా పఠించి, అందలి విజ్ఞానసారాన్ని సంపూర్ణంగా ఆకళించుకొనడానికి ప్రయత్నించడం అవసరమని ఉత్తర ప్రదేశ్ గవర్నర్ డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు నిన్నసాయంత్రం ఇక్కడ ఒక కళాశాలలో శ్రీ కాశీకృష్ణాచార్య సంస్కృత సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి అధ్యక్షత వహించిన సందర్భంలో వక్కాణించారు.

వేద వాఙ్మయంలోని అమూల్య విజ్ఞాన సంపదను పరిరక్షించడానికి, వ్యాప్తం చేయడానికి మాత్రమే గాక, అనేకవేల సంవత్సరాల కాల గర్భంలోనికి వ్రేళ్ళు పాదుకొని వర్ధిల్లుతున్న మన సముజ్జ్వల చరిత్ర పునాదులపై—ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో మరింత సముజ్జ్వలమైన భవిష్యత్తును నిర్మించడానికి కూడా వేదపఠనం అవసరమని ఆయన విశదీకరించారు.

ఈ మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు ప్రారంభించారు. రెండు శతాబ్దాలకాలం పర ప్రభుత్వ పాలనక్రింద సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మానసిక, సాంస్కృతిక బానిసత్వం అనుభవించి, సంఘంలో గౌరవం పొందకపోయినా, పోషణ లేకపోయినా కూడా ప్రాచీన విజ్ఞాన సంపదను ఈనాటివరకు పరిరక్షించుతూ వచ్చిన సంస్కృత పండితులకు మనం ఎంతో కృతజ్ఞులమై వుండాలని ఆయన అన్నారు.

సంస్కృతం మృతభాషకాదని ఆయన వక్కాణించారు. వైభవోపేతమైన మనప్రాచీన నాగరికతను గురించి తీవ్రతర పరిశోధనలు సాగించడానికి పండితులను ప్రోత్సహించాలని తాను కోరుతున్నట్లు ఆయన తెలియ జేశారు.

చెడునువెన్నంటి కొంతమంచి కూడ వుంటూవుంటుందని వివరిస్తూ శ్రీబూర్గుల రామకృష్ణరావు ఇలా ప్రసంగించారు.

"బ్రిటిష్ పాలనవల్ల మనకు కొంతమేలు కూడా జరిగింది. మనకు నవీనదృక్పథం అలవడింది. ఆధునిక శాస్త్రవిజ్ఞాన సాధానికి కవాటాలు తెరుచు కొన్నవి. సాంకేతిక ప్రవీణులు, శాస్త్రజ్ఞులు కాకపోయినప్పటికీ—ప్రాచీన వేదవిజ్ఞానంతో ఆధునిక శాస్త్రవిజ్ఞానన్ని మేళవించి గతంలో కంటె మరింత వైభవోపేతమైన భవిష్యత్ నాగరికతను నిర్మించడానికి మన పండితులు ఎందుకు కృషి చేయకూడదు? ఆధునిక జీవితవిధానానికి, ఆలోచనాసరళికి దూరంగా, మారుమూల ఒంటి స్తంభంమేడలో కూర్చున్నందువల్ల ప్రయోజనం ఏమివుంటుంది?"

సంస్కృతసామ్రాజ్య సంపత్ లాంఛనాలుగా ఒక రజిత సింహాసనాన్ని, స్వర్ణకిరీటాన్ని శ్రీ రామకృష్ణ రావు, శ్రీకాశీకృష్ణాచార్యకుబహూకరించారు. శ్రీ విద్యాశంకర భారతీస్వామి శ్రీకృష్ణాచార్యకు "ఆంధ్రభోజ" బిరుదాన్ని ప్రదానం చేశారు.

ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ సోమయాజి సభాసదులకు స్వాగతం చెప్పారు. శ్రీ మాధవశాస్త్రి శర్మ సభాసదులకు ఆతిథులను పరిచయం చేశారు. కుమారి బొడ్డుపల్లి జానకి ప్రార్థనగీతం ఆలపించింది. శ్రీ వెంకటకృష్ణన్, వరదాచారి, తదితరులు శ్రీ కృష్ణాచార్యను ప్రస్తుతింపుతూ శ్లోకాలను, పద్యాలను పఠించారు.

విద్యాపరిషత్ తరపున శ్రీవిద్యాసాగర్ ఒక సన్మాన పత్రాన్ని, పండిత శాలువను ఆయనకు సమర్పించారు. కార్యదర్శి శ్రీ శాస్త్రి తాంబూలం సమర్పణం గావించారు.

నిన్న ఉదయం శ్రీ రామనాను క్షేత్రంలో జాతీయపతాక ఆవిష్కరణతో ఈ ఉత్సవం ప్రారంభమయింది.

శ్రీ కాశేశ్వరరావు పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీ విద్యాశంకర భారతీస్వామి ధర్మపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ 'సామ్రాజ్యాభిషేకాన్ని' వైదిక సాంప్రదాయానుగుణంగా శ్రీ లక్ష్మీనరసింహ శాస్త్రి జరిపించారు. అంతకుముందు తిరువయ్యారు సుబ్రహ్మణ్యం బృందం మంగళవాద్యాలతో శ్రీకృష్ణాచార్యను ఊరేగించి సన్మాన సభాస్థలికి తోడ్కొని వచ్చారు.

శ్రీ నరసింహస్వామి ఆలయానికి, శివాలయానికి ప్రదక్షిణంచేసి, ఈ ఊరేగింపు పట్టణంలోని ముఖ్యవీధులగుండా సాగింది. వందలాది ప్రజలు దారికిరువైపుల నిలిచి ఆయనపై పూలవర్షం కురిపించారు. హారతు లిచ్చారు.

రాష్ట్రంలో మరొక వ్యవసాయ కళాశాల

—: x :—

తృతీయప్రణాళిక ప్రథమవత్సరంలో స్థాపించడానికి ఆంధ్రప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 16:—

తృతీయ పంచవర్ష ప్రణాళిక ప్రథమ వత్సరంలో రాష్ట్రంలో కొత్తగా ఒక వ్యవసాయ కళాశాలను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించినట్లు రాష్ట్రవ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. వి. రెడ్డి నేడిక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఈ కళాశాలను వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంతంలో స్థాపించడానికి తగిన ప్రదేశం ఏదో సిఫార్సు చేయడానికై ప్రభుత్వం ముగ్గురు సభ్యులుగల ఒక సంఘాన్ని నియమించినట్లు ఆయన తెలియజేశారు.

ఇది రాష్ట్రంలో మూడవ వ్యవసాయ కళాశాల కాగలదు. మొదటిది బాపట్లలోనూ, రెండవది రాజేంద్రనగర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంతం) లోనూ వున్నవి.

తృతీయ ప్రణాళికా కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ పరికరాల మరమ్మతుల కార్ఖానాను, భూసార పరిశీలక ప్రయోగశాలను స్థాపించడానికి కూడా నిర్ణయం జరిగినట్లు శ్రీ టి. వి. రెడ్డి తెలియజేశారు.

(1 వ పేజీ తరువాయి)

ఆఫ్రికాలో ప్రస్తుతం జరుగుతున్న విషాద సంఘటనలను పాతపద్ధతులతో పరిశీలించడం తగదని చెపుతూ శ్రీ నెహ్రూ యింకా యిలా అన్నారు:

"ప్రచ్ఛన్న యుద్ధ ధోరణిలో ఈ సంఘటనలను పరిశీలించడం తగదు. ఆఫ్రికన్ ప్రజలు, స్పష్టంగా చెప్పాలంటే ఆసియా ప్రజలు—వీరందరకు ప్రచ్ఛన్న యుద్ధ విధానాలలో ఆసక్తి లేదు. ఆసియా, ఆఫ్రికా ప్రజలకు తమ స్వాతంత్ర్య సంపాదన, పరిరక్షణలో మాత్రమే ఆసక్తి ఉన్నది."

కాంగో సమస్యా పరిష్కారానికి వెనుకటి విధానాలను పూర్తిగా మార్చుకోవాలని, అయితే ఈ మార్పులు స్పష్టంగా లేకుండా, అస్పష్టంగా ఉన్న పక్షంలో అనుకున్న ఫలితా లుండవని స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికా గురించి ప్రస్తావిస్తూ ఆదేశం అనుసరిస్తున్న జాతివిచక్షణ విధానాల ఫలితంగా ప్రపంచానికి తీవ్ర ప్రమాదం సంభవించగల అవకాశాలు ఉన్నవని శ్రీ నెహ్రూ అన్నారు. జాతి విచక్షణ విధానాలవంటి సమస్యలను పరిష్కరించడానికి అస్పష్టమైన చర్యలు పనికిరావని, ఇలా చేస్తే వెనుకటికంటె తీవ్ర పరిణామాలు సంభవించగలవని హెచ్చరించారు.

ఆఫ్రికా వ్యవహారాల సమితివారు ఈ గోష్ఠిని ఏర్పాటు చేశారు. ఆఫ్రికాలో క్రమక్రమంగా ఎక్కువవుతున్న సంక్షోభం అందరు గుర్తిస్తున్నారనడానికి ఈ గోష్ఠి నిదర్శనమని ప్రధాని నెహ్రూ తన ప్రసంగం ప్రారంభంలో పేర్కొన్నారు.

ఆఫ్రికా సంఘటనలు ప్రపంచంలో మరింత ప్రమాద పరిస్థితులు సృష్టించాయని శ్రీ నెహ్రూ అన్నారు. అనేక శతాబ్దాలుగా సామ్రాజ్యవాదుల నిరంకుశ పరిపాలనకు లోనయిన ఆఫ్రికా సమస్యలపట్ల ప్రపంచదేశాలు ఎక్కువ ఆసక్తిని చూపడం అవసరమని శ్రీ నెహ్రూ సూచించారు.

ఎలెన్‌రాయ్ హత్యలో రాజకీయోద్దేశం లేదు

శ్రీ పంత్ వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 17:—

శ్రీమతి ఎలెన్‌రాయ్ హత్యకు రాజకీయ కారణమున్నదనటానికి సూచనలేమీ కనిపించలేదని హోంమంత్రి శ్రీ పంత్ నేడు లోక్‌సభలో శ్రీ ఉస్మాన్ ఆలీఖాన్‌కు వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియచేశారు.

శ్రీమతి ఎలెన్‌రాయ్ హత్యకేసులో కేంద్ర రహస్య పోలీసుశాఖ ఉత్తరప్రదేశ్ పోలీసులకు సహాయం చేశారు. నిందితు లిరువురు అరెస్టు చేయబడ్డారు.

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 17:—

కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్ నేడు లోక్‌సభలో ప్రసంగిస్తూ ఈ సంవత్సరాంతంలోపున మూడవ ఫైనాన్స్ కమిటీ తన నివేదికను సమర్పించగలదని, ఈలోపున తాత్కాలిక నివేదికను అది సమర్పించబోదని తెలియజేశారు.

భారత గగనతలం ఉల్లంఘన :

ఇండియా ఆక్షేపణకు చైనా ప్రభుత్వం మౌనం

—లోక్‌సభలో రక్షణమంత్రి ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 17:—

ఇటీవల రెండుసారులు భారత గగనతలాన్ని ఉల్లంఘించినందుకు భారతదేశం తెలిపిన ఆక్షేపణకు చైనా ప్రభుత్వంనుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానంరాలేదని రక్షణమంత్రి శ్రీకృష్ణమీనన్ నేడు లోక్‌సభలో చెప్పారు.

శ్రీ భక్తదర్శన్, ఇంకా ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, వీటి రెంటిలో ఒక ఉల్లంఘన నవంబరు 8వ తేదీని, రెండవది డిసెంబరు 24వ తేదీని జరిగినవని ఒకటి సిక్కింమీద రెండవది ఉత్తరప్రదేశ్ ఉపరితలం పైన జరిగినవని రక్షణమంత్రి చెప్పారు.

భారతదేశ వియత్తలాన్ని ఉల్లంఘించవలదని తన ఆఫీసర్లకు ఆదేశాలీయవలసిందిగా ఆ ఆక్షేపణలో భారతదేశం చైనాకు చెప్పినదనీ, ఇలాంటి ఉల్లంఘనలు తీవ్రపరిణామాలకు దారితీయగలవు కనుక ఈ జాగ్రత్త అవసరమని చెప్పినదనీ కూడ ఆయన వివరించారు.

చైనా విమానాలు భారతవియత్తలాన్ని ఉల్లంఘిస్తే వాటిని కాల్చి కూల్చివేయవచ్చునని చైనా ప్రధాని చెప్పిఉండగా చైనాకు ఇలా ఆక్షేపణలు తెలుపడం వలన ప్రయోజన మేమిటి? అని శ్రీ యన్.జి. గోరే ప్రశ్నించారు.

ఆక్షేపణలు అనేక కారణాల కోసం చేయబడినవని, వాటిని రికార్డుచేయటంకూడ ఒక కారణమని ప్రధాని నెహ్రూ సమాధానంచెప్పారు. తగిన సమాధానం వస్తుందని అనుకోకపోయినప్పటికీ ఈ ఆక్షేపణలు చేయబడినవనీ, లోగడ అనేకవారులు భారతదేశం ఈశాన్యంమూలగా వచ్చిన విమానాలు తమవికావని చైనా తిరస్కరించినదనీ, ఆవిమానాలు మరొకదేశానివని రుజువుచేయటానికి తనవద్ద తగిన సాక్ష్యం ఉన్నదని కూడ చైనా చెప్పినదనీ ప్రధానమంత్రి వివరించారు. భారత వియత్తలాన్ని ఉల్లంఘించిన విమానాలు ఏ దేశానివో కనుగొనటం అంత తేలికైన విషయం కాదని కూడ శ్రీ నెహ్రూ విశదం చేశారు.

ఇలా గగనతలం ఉల్లంఘన జరగగానే ఆ విమానాలు మనవి కాదని ముందు ప్రభుత్వం నిర్ధారణ చేసికొన్నమీదటనే అవి విదేశాలవని భావించటం జరుగుతున్నదని కూడ ఆయన చెప్పారు. ఈ విమానాలు చైనానుంచే వచ్చినవని భావించబడుతున్నదనీ కూడ ఆయన చెప్పారు.

సోవియెట్ రష్యా తన వియత్తలాన్ని అధిగమించిన విమానాలను కూల్చివేస్తున్నప్పుడు భారతదేశం ఆపని ఎందుకు చేయటం లేదు? అని చాలమంది సభ్యులు ప్రశ్నించారు.

రష్యా సాంకేతికంగా వైజ్ఞానికంగా ఎంత వృద్ధి చెందినా అమెరికన్ యు—2 విమానాన్ని కనిపెట్టి కూల్చివేయటానికి దానికి 4 సంవత్సరాలు పట్టినవన్న విషయం మరచిపోవద్దని శ్రీ నెహ్రూ సభ్యులను కోరారు.

శరీర మంతటిని పరిమళముతో తాజాగా ఉంచును

దేహమంతా, రోజంతా శీతలనము పొందుటకు పట్టువలె మెత్తనిది, మృదువైనది, సౌమ్యమైన ఔషధములు చేర్చబడినది మరియు తేలికైన సువాసనగలదగు కుటికురా టాల్కం పౌడరు రాసుకోండి.

కుటికురా
సౌమ్యమైన ఔషధములుగల
టాల్కం పౌడరు

గరీబ్ — నిరుద్యోగ నివారణోపాయం



"మన సహకార పాడిపరిశ్రమలో లాలా కుషీరాం ఇరవై రూపాయల విలువగల షేర్లు కొన్నారు" — "ఆ సంగతి నాకు తెలుసు"! — "నీ కెలా తెలిసింది?" — ఆయన ఉద్యోగాలకోసం ఇదిగో తన మేనల్లుళ్లను ఇద్దరి ఇక్కడకు పంపాడు!

కాశ్మీర్ శాలువ

రు. 6/- మాత్రమే పెద్ద సైజు కాశ్మీరు శాలువ మీరుకోరిన రంగులో రు. 6/— లకే పొందండి. ప్యాకింగు పోస్టేజి రు 1—50 అదనం. 2 శాలువలు రు 12/— పోస్టేజి ఉచితం. 4 శాలువలు రు 20/— పోస్టేజి ఉచితం.
HIND SHAWL HOUSE,
Urdu Bazar, (A. P. D.) Delhi-6.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

ఎయిర్‌కింగు సైకిల్సు, సవిలాకుట్టుమెషిన్సు సులభమైన నెలసరి వాయిదామీద, కొనండి. ఆర్డరుతో రు. 50—కట్టి, తరువాత నెల 1కి రు. 15— వంతున 8 నెలలు చెల్లించండి. ఆర్డరు యింగ్లీషులోనే పంపండి.

యునైటెడ్ ఇండస్ట్రీస్,
ఖార్‌రోడ్, బొంబాయి—54.

నోటీసు

విజయవాడ మునిసిపాలిటీ

విజయవాడ మునిసిపాలిటీకి కావలసిన స్టేషనరీ సామానులు, అమ్మవలసిన వగైరా, ఎద్దులకు కావలసిన మేత వగైరా వసూలుకు 1961—62 సంవత్సరమునకు సీలువేసిన టెండర్లు శ్రీ కమీషనరుగారిచే ది 9—3—61 తేదీ సాయంత్రము 4 గం. వరకు తీసుకోబడును. వరుస టెండరులకు సంబంధించిన షరతులుగల నోటిఫికేషన్ శ్రీ కమీషనరుగారికి వ్రాసి దర ఖాస్తుపై తెప్పించుకొనవచ్చును.

(సం). అజిత్‌సింగు.,
కమీషనర్, అండ్ స్పెషలాఫీసరు.

ప్రకటన

సామర్లకోట మున్సిపాలిటీ

1961—62 సంవత్సరమునకు కార్టు స్టాండ్లు, కబేళాలు, మార్కెట్లు, వగైరాలలో ఫీజులు వసూలు చేసుకొనే హక్కు 1961 సంవత్సరము మార్చి 9వ తేదీ లక్ష్మీవారం మధ్యాహ్నం 3 గం.ల నుండి మున్సిపల్ ఆఫీసులో బహిరంగముగా వేలము జరుపబడును. చెల్లించవలసిన ధరావత్తు సొమ్ము, షరతులు వగైరా వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుగొనవచ్చును. దరఖాస్తు పయిన అచ్చు నోటిఫికేషను పంపబడును.

(సం) పి. బాలకృష్ణారావు,
కమీషనర్ అండ్ స్పెషలాఫీసరు.

రీ టెండరు నోటీసు

రామచంద్రపురం మునిసిపాలిటీ

రామచంద్రపురం మునిసిపల్ కమిషనరు వారిచే 27—2—61వ తేదీ సాయంత్రం 4—గంటలకు, 5 చెత్తబండ్లకు, 2 నైటు సాయిల్ బండ్లకు, కమీషనరు గారు కోరినప్పుడు రోడ్డు వాటరింగు బండికిన్ని, ఎద్దులను బండితోలు మనిషితో సహా సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు తీసుకొనబడును. చెత్తబండ్లకు నైటుసాయిలు బండ్లకు సప్లయిచేయుటకు, ఎద్దు 1కి రు 50—లున్ను, వాటరింగు బండికి సప్లయిచేయు ఎద్దుకు రు 15—లును, ధరావతు కట్టవలెను. అదేరోజు సాయంత్రం గం. 5—00 లకు టెండర్లు తెరువబడును.

(సం) డి. రామమోహనవెంకటశోభనాచలపతిరావు,
కమీషనరు అండ్ స్పెషల్ ఆఫీసరు.

వేలం నోటీసు

నిడదవోలు పంచాయతీ

1961—62 సంవత్సరమునకు నిడదవోలు పంచాయితీ తాలూకు (1) వారపు సంత (2) రోజువారీ మార్కెట్టు (3) బండ్ల స్టాండ్లు (4) రోజువారీ చాపల మార్కెట్టు (5) పశువుల వధశాలలలో సుంకము వసూలు చేసుకొనే హక్కు ది 3—3—61 సం. తేదీని నిడదవోలు పంచాయితీ ఆఫీసువద్ద మధ్యాహ్నం రెండు గంటల నుండి బహిరంగముగా వేలం వేయబడును. వేలం షరతులు యితర వివరములు పంచాయితీ ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

(సం) యం. పుల్లంరాజు,
కార్యనిర్వహణాధికారి.

రేడియో

ఆదివారం, ఫిబ్రవరి 19
శక 1882 మాఘ 30

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 'అమరవాణి', 7—30 ఉత్తమరావ్ పాటిల్: ఖయాల్, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 ఇండియన్ మార్చ్ ట్యూన్స్, 8—35 సుబద్ధ సంగీత్, 8—45 పిల్లల పాటలు, 9—00 'బచ్చోంకేలియే'. మధ్యాహ్నం: 12—30 చిత్ర జగత్, 1—00 రంగవల్లి, 1—45 విరామ సంగీతం, 1—50 తె. వా., 2—00 ప్రాదేశిక్ సుగమ్ సంగీత్, 2—10 ఉ. వా., 2—20 బాలవినోదం, 3—00 వాతావరణ సూచన. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 'నగరవాణి', 7—00 తె. వా., 7—15 కన్నడ శ్రోతలకు లలిత్ సంగీత్, 7—30 నాటిక (ఉర్దూ) 8.00 చిత్రసీమ 8.30 అంథొని మాత్యూస్: వయొలిన్, 8—45 ఉత్తమరావ్ పాటిల్: ఖయాల్, 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—45 అంథొని మాత్యూస్: వయొలిన్, 10—00 ఉత్తమరావ్ పాటిల్: ఖయాల్, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైద్రాబాద్ ఎ వలె, 8—45 బి. పి. వెంకటేశన్. మధ్యాహ్నం: 12—30 హైద్రాబాద్ ఎ వలె, 2—00 శాస్త్రీయ సంగీతం: వి. వి. శతగోపన్, 2—20 హైద్రాబాద్ ఎ వలె, 3—30 వాతావరణ సూచన. సాయంత్రం: 6—00 హైద్రాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 బి. పి. వెంకటేశన్, 8—00 హైద్రాబాద్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—15 ప్రొ. జి. డి. పరిఖ్‌గారి విశ్వవిద్యాలయ పరిపాలన అను ప్రసంగమునకు తెలుగు అనువాదము, 9—30 హైద్రాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని: బొమ్మరాజు సీతారామరాజు కీర్తనలు, ఎమ్. వి. రమణమూర్తి, పి. సూర్యారావు, 7—00 తె. వా., 7—15 అమరవాణి సంస్కృత కార్యక్రమం (హైద్రాబాద్ నుండి రిలే), 7—30 త్యాగరాజ కృతిసమాహారం: రేవతి రత్నస్వామి, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 పాలవెల్లి. మధ్యాహ్నం: 12—30 నాటం వనజాగుప్త, 1—00 అలీ అక్బర్‌ఖాన్: సరోద్ రాగ్—ఛాయానాట్, 1—30 ఆర్. బాలసరస్వతీదేవి, 1—50 తె. వా., 2—00 వాతావరణసూచన, 3—00 రాధ పెళ్ళి (నాటిక). సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, నాయకురాలు: బుర్రకథ, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 ఉభయ కుశలోపరి— 7—45 లలిత సంగీతం: 8—00 చింతలపూడి వెంకటేశ్వరశర్మ, అన్నవరపు రామస్వామి: వయొలిన్, కొవ్విడి హనుమంతరావు: మృదంగం, 9—00 ఆం. వా., 9—15 లలిత సంగీతం, 9—45 ఆకాశవాణి వాద్య బృందం, 10—00 నాటం వనజాగుప్త, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 త. వా., 7—30 కీవలూర్ సుబ్రహ్మణ్య అయ్యర్, 8—00 మధురగీతం, 8—15 నాదస్వరం (తిరుచ్చి నుండి రిలే). మధ్యాహ్నం: 12—30 కీర్తనమాల, 1—00 హిందూస్థానీ సంగీతం, 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 త. వా., 2—10 వేణువు, క్లారినెట్: నిలయ విద్వాంసులు, 2—30 ఎమ్. బి. సింగమ్మ, 3—00 ఎస్. కల్యాణరామన్, వి. గోవిందస్వామి నాయకర్: వయొలిన్, తంజావూర్ ఆర్. నారాయణస్వామి పిళ్ళె: మృదంగం, 4—00 వాతావరణ సూచన. సాయంత్రం: 5—30 టి. కె. రంగనాథన్, 7—15 త. వా., 7—30 ఎన్. ముత్తుకృష్ణన్: వీణ, 8—00 వైకం సరస్వతి, 8—50 ప్రకటింపబడును, 9—00 మధురై ఎస్. కృష్ణన్, 9—50 మధురగీతం, 10—00 సంగీతామృతం, ఎమ్. బాలమురళీకృష్ణ, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా., 8—15 మద్రాస్ ఎ వలె, 8—30 మద్రాస్ ఎ వలె. మధ్యాహ్నం: 10—45 ఆటవిడుపు, 1—00 వాద్యగోష్ఠి, 1—30 ఆం. వా., 1—40 తిరుప్పుగళ్, 1—50 తె. వా., 2—00 మధురగీతం. సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతము, 5—55 స్థానిక ప్రకటనలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 కదంబం, 7—00 తె. వా., 7—15 వాద్యగోష్ఠి, 7—30 ప్రహ్లాద చరిత్రం, కథా కాలక్షేపం, పి. సరస్వతి బాయ్, 8—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—30 మద్రాస్ ఎ వలె, 10—05 పాశ్చాత్య సంగీతము, 10—30 ప్రసారసమాప్తి.

దొంగవర్తకులచే పోలీసుహత్య

డామన్ సరిహద్దువద్ద దుర్ఘటన

బరోడా, ఫిబ్రవరి 16:— డామన్ సరిహద్దునుంచి ఇండియాకు సరకుల రవాణా చేస్తున్న కొందరు దొంగ వ్యాపారస్థులు నిన్న ఒక బరోడా సరిహద్దు కాపలా పోలీసును చంపినట్లు వార్తవల్ల తెలుస్తున్నది. పోలీసు శవాన్ని నేడిక్కడికి తీసుకుని వచ్చి పోలీసుగౌరవాలతో దహనసంస్కారాలు జరిపారు.

ద్విసభ్య నియోజక వర్గాల విభజన బిల్లు

లోక్‌సభలో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులచే సమర్థన

ఢిల్లీ, ఫిబ్రవరి 17:— దేశంలోని ద్విసభ్య నియోజకవర్గాల నన్నింటిని రెండేసి ఏకసభ్య నియోజకవర్గాలుగా విభజించాలని ప్రవేశపెట్టిన బిల్లును నిన్న లోక్‌సభలో అన్ని ప్రధాన రాజకీయపక్షాలు బలపరచినవి.

అయితే ఏదో ఒక ప్రత్యేక కులానికి స్థానాలు కేటాయించటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, అలాంటి పద్ధతి ఉండరాదని సభ్యులలో అధికసంఖ్యాకులు కోరారు.

ప్రస్తుతం ఆయా కులాలకున్న రిజర్వేషన్‌లు 1970తో రద్దు కావలసి ఉన్నది.

మాజీమంత్రి శ్రీ మహవీర్‌త్యాగి ఎవరు అనుకోకుండా బిల్లును వ్యతిరేకించారు. ద్విసభ్య నియోజకవర్గాల విభజన షెడ్యూల్డ్‌కులాలకు, జాతులకు హానికరమని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రజాభిప్రాయసేకరణార్థం సర్క్యులేట్ చేయాలని శ్రీ త్యాగి, శ్రీ పండిట్ ఠాకూర్ దాస్‌భార్గవాలు కోరారు. ఈ బిల్లు మహాత్మా గాంధీ చెప్పిన సూత్రాలకు, హిందూసంఘాన్ని సమైక్యపరచే నిమిత్తం ఆయనచేసిన త్యాగాలకు అనుగుణంగా లేదని కాంగ్రెసు సభ్యుడు డాక్టర్ ఎం.ఎస్. ఆనే అన్నారు. స్వతంత్ర సభ్యుడు శ్రీ ఖదీల్ కాక్ కూడఇంచుమించు ఇదేఅభిప్రాయం వెలిబుచ్చారు.

ఈ బిల్లు వివక్షతతోకూడినదని, ఇది దేశ ప్రయోజనాలకు గానీ, షెడ్యూల్డ్ కులాల జాతుల ప్రయోజనాలకు గానీ ఉపకరించదని షెడ్యూల్డ్ కులాల సభ్యుడు శ్రీ కాంబ్లే (స్వతంత్ర) అన్నారు. షెడ్యూల్డ్ కులాలు తమ ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరటానికి ఈబిల్లు దారితీయవచ్చు నన్న అనుమానాన్ని ఆయన ప్రకటించారు.

ఏకసభ్య నియోజక వర్గాలనుంచి పోటీ చేయడం తమకు తేలికగా ఉంటుందని షెడ్యూల్డ్ కులాలకు, జాతులకు చెందిన సభ్యులు భావించారని, వారివాంఛితాలప్రకారమే ఈ బిల్లు ప్రవేశపెట్టబడినదని న్యాయశాఖా మంత్రి శ్రీ ఎ.కె. సేన్ చెప్పారు. పరిపాలనరీత్యా కూడ ద్విసభ్య నియోజకవర్గాలు చిక్కులతో కూడిన వ్యవహారంగా తేలినవని ఆయన చెప్పారు.

ప్రస్తుతపు జనాభా లెక్కల సేకరణ పూర్తి అయిన తరువాత భారతదేశాని కంతకూ డిలిమిటేషన్ కమిషన్ నియమించబడగలదని న్యాయశాఖామంత్రి ప్రకటించారు. అయితే కొందరు సూచించినట్లు ద్విసభ్య నియోజక వర్గాల విభజనకు కమిషన్‌ను నియమించడం వాంఛనీయం కాదని ఆయన స్పష్టంచేశారు. అలాంటి కమిషన్‌ను వేస్తే అది 1962 లో ఎన్నికలకు ముందుగా తన పనిని పూర్తిచేయజాలదని మంత్రి పేర్కొన్నారు.

ద్విసభ్య నియోజక వర్గాలు ప్రభుత్వానికే కాక అభ్యర్థులకు కూడ చాల అసౌకర్యకరంగా ఉన్నవని బిల్లును సమర్థించిన సభ్యులు అన్నారు. ద్విసభ్య నియోజక వర్గాలను పర్యటించగల ఆర్థిక స్తోమత షెడ్యూల్డ్‌కులాల అభ్యర్థులకు లేదని కూడ వారు అన్నారు.

బిల్లును ప్రజాభిప్రాయానికి పంపాలన్న సూచనను శ్రీ రామ్‌సేవక్‌యాదవ్ (సోషలిస్టు), శ్రీ మల్లిక్ (పి.ఎస్.పి.)లు వ్యతిరేకించారు.

షెడ్యూల్డ్ కులాల సభ్యుడు శ్రీ ఎస్. శివరాజ (రిపబ్లికన్) బిల్లును సమర్థించారు, ప్రత్యేక కులానికి స్థానాలు కేటాయించే పద్ధతి రద్దుచేయాలని ఆయన కోరారు.

కాంగ్రెసు సభ్యులు డాక్టర్ రామ్‌సుభగ్ సింగ్, శ్రీ పురుషోత్తంపటేల్, శ్రీ అజిత్‌సింగ్ భటిండా, డాక్టర్ సుశీలానాయర్, శ్రీ పి.సి. బరూవాలు బిల్లును సమర్థించారు. అయితే తగినంత జాగ్రత్త తీసికొని ఎవరికీ ఇబ్బంది కలగకుండా ద్విసభ్య నియోజకవర్గాలను విభజించాలని వీరు సూచించారు.

ద్విసభ్య నియోజకవర్గాల విభజనకు కమిషన్‌ను ఏర్పాటుచేయటం సాధ్యంకాని పక్షంలో వాటి విభజనవిషయంలో దేశంలోని గుర్తించబడిన రాజకీయపార్టీల ప్రతినిధులకు ఎన్నికలకమిషన్‌తో సంబంధంఉంచాలని కమ్యూనిస్టుపార్టీ తరఫున శ్రీ పి.టి. పున్నూస్, శ్రీ కె.టి. తంగమణి కోరారు.

బిల్లుపై చర్చ అసంపూర్తిగా రేపటికి వాయిదాపడింది.

నాగా వ్యవహారం :

స్కాట్ చర్యల పట్ల ఇండియా నిరసన

తమ వైఖరిని ఆయనకు స్పష్టం చేశానని రాజ్యసభలో ప్రధాని నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16:— ఫిజో విషయంలో మైఖెల్ స్కాట్ సాగిస్తున్న కార్యకలాపాలు భారతప్రభుత్వం హర్షామోదాలు పొందలేదన్న విషయాన్ని ఇటీవల ఆయనకు స్పష్టం చేశానని, ప్రధాని నెహ్రూ నేడు రాజ్యసభలో ప్రకటించారు.

రాజ్యసభలో కొందరు సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రధాని నెహ్రూ ఇలాఅన్నారు "శ్రీ స్కాట్ చర్యలను మేము హర్షించబోనివని ఇటీవల ఆయన నన్ను కలుసుకొన్న సందర్భంలో స్పష్టంచేశాను. ఆయనకు ఈ విషయంలో మేము అణుమాత్రమైన ప్రోత్సాహసహాయాలు ఇవ్వలేమని కూడా నేను స్పష్టంగా చెప్పాను."

నాగా ప్రాంతానికి వెళ్ళడానికి శ్రీ స్కాట్‌కు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరిస్తూ ప్రధాని ఇలా అన్నారు: "ఈ వ్యవహారాలలో జోక్యంచేసుకునే వారు ఎవరైనా నాగా ప్రాంతం ప్రవేశించడానికి మేము అనుమతించము."

శ్రీమతి లక్ష్మీమీనన్ ఇంతకుముందు రాజ్యసభలో మాట్లాడుతూ, అంతర్జాతీయ యుద్ధ నిరోధకుల సమావేశానికి హాజరు కావడానికై ఇండియాకు వచ్చిన శ్రీ స్కాట్ విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉద్యోగులను, తనను, కలుసుకుని నాగా వ్యవహారాలలో తను శ్రద్ధ వహించడానికి గల కారణాలను వివరించారని, శ్రీ జగాల్‌కోర్‌కు తెలియజేసింది. నాగా ప్రాంత విషయంలో ప్రభుత్వ వైఖరిని కూడా శ్రీ స్కాట్‌కు తెలియజేశామని శ్రీమతి లక్ష్మీమీనన్ అన్నది.

నాగా నాయకులతో కొన్నినెలలు క్రితం భారతప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయడానికి కూడా నిర్ణయం జరిగిందనీ, ఇక ఈ నిర్ణయంలో ఎట్టి మార్పు ఉండబోదని ఆమె వివరించింది.

ఫిజోతో సంబంధాలు పెట్టుకోవద్దని శ్రీ స్కాట్‌కు మీరు చెప్పారా అని ఒక సభ్యుడు ప్రధాని నెహ్రూను అడుగగా అందుకు సమాధానమిస్తూ శ్రీ నెహ్రూ ఇలా అన్నారు:

"నేను సరిగ్గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే శ్రీ స్కాట్‌తో చెప్పలేదు. ఆయన చర్యలను భారతప్రభుత్వం హర్షించదనీ, ఆమోదించదనీ మాత్రమే ఆయనతో చెప్పాను."

శ్రీ స్కాట్ నాగా ప్రాంత వ్యవహారంలో ఏవైనా సూచనలు చేశారా అని ఒక సభ్యుడు ప్రశ్నించగా అందుకు సమాధానమిస్తూ నెహ్రూ ఇలా అన్నారు:

"విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతోద్యోగులతో అతడు కొన్ని విచిత్రమైన సూచనలు చేశారు.

కాని ఈ సూచనలు ఆచరణయోగ్యమైనవిగా కనుపించలేదు.

దేశం ఆంతరంగిక వ్యవహారాలనుగురించి ఒక విదేశీయునితో సంప్రతింపులు జరపడం సముచితమేనా అని శ్రీమతి ప్రశ్నించగా ప్రధాని నెహ్రూ అందుకు సమాధానమిస్తూ ఇలా అన్నారు:

"ప్రభుత్వం ఈ విషయంలో స్కాట్‌తో ఎట్టి సంప్రతింపులూ జరుపలేదు. మనం విదేశీయులను అసలు కలుసుకోనడమే తప్పనిఅంటే అది అంగీకారయోగ్యంకాని విషయం."

శ్రీ స్కాట్ ఇండియా నుంచి బ్రిటన్‌కు తిరిగి వెళ్ళిన తరువాత, 'డెయిలీమిర్రర్' పత్రిక ఇండియాను గూర్చి జరుగుతున్న చెడుప్రచారం విషయంలో భారతప్రభుత్వం చర్యలు గైకొన్నదా అని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ భూపేశ్ గుప్త ప్రశ్నించగా, ప్రధాని ఆప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా అన్నారు:

"లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఈ ప్రకటనలకు సమాధానమిస్తూ కొన్ని కరపత్రాలు పత్రికా ప్రకటనలు అందజేసింది."

టోకియో, ఫిబ్రవరి 17:— మధ్య జపానులోని నకయా గ్రామంలో నిన్న రాత్రి మంచుకొండ విరిగిపడగా పదకొండుమంది చనిపోయారు.

ఆయుర్వేద పరిశోధన కేంద్రాలు అవసరం

ఆంధ్ర ప్రదేశ్ వైద్య మహాసభ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి

నెల్లూరు, ఫిబ్రవరి 18:— "మన మంతా ఒక వైపున సమర్థవంతమైన వైద్యులుగా తయారవడానికి ప్రయత్నిస్తూనే, మరిఒకవంక దేశీయవైద్య విధానాలను ప్రచారంలోకి తేవడానికి, అభివృద్ధిచేయడానికి నిరంతరం కృషిచేయవలసిఉంటుంది. ఈ రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి వీలుగా ఆయుర్వేదంలో ఎంతో పరిశోధనలు జరపవలసిఉన్నది. పరిశోధనా స్కీమును అమలు పర్చేటట్లు చేయడానికి ఇండియా ప్రభుత్వంవద్దకు రాయబారం వెళ్ళడానికి ఒక సంఘాన్ని ఏర్పాటుచేయాలి" అని దేశీయవైద్యసంఘ ఆంధ్రప్రదేశ్ శాఖ తృతీయ మహాసభకు నేడు ఇక్కడ అధ్యక్షతవహిస్తూ డాక్టర్ కళా వెంకటసుబ్రహ్మణ్యం సూచించారు.



శ్రీ సుబ్రహ్మణ్యంగారు తమ అధ్యక్షోపన్యాసంలో పరిశోధననుగురించి మాట్లాడుతూఆయుర్వేదంలో పరిశోధన అత్యంత ప్రధాన మైనదనీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలుశ్రద్ధ వహించాలనీ పేర్కొన్నారు. ఇండియా ప్రభుత్వం ఈ పరిశోధనా కార్యక్రమానికి కొన్నిలక్షల రూపాయలు కేటాయించి, ప్రతి రాష్ట్రానికి పరిశోధనకు కావలసిన మొత్తంలో నూటికి 25, వంతులు ఇవ్వాలని రాష్ట్రాలకు సలహా యిచ్చిందనీ అయితే ఏ రాష్ట్రప్రభుత్వంకూడా ముందుకు రాక పోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం పనికి రాకుండా పోయిందనిఆరోపించారు. తృతీయ ప్రణాళికలో పన్నెండు నుండి పదిహేను ఆయుర్వేద పరిశోధనా కేంద్రాలు తెరవడానికి భారత ప్రభుత్వం నిశ్చయించిందనీ,వీటిలో ఒక కేంద్రం తగు ప్రదేశంలో స్థాపించడానికి మన సంఘానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరవలసి ఉన్నదనీ అన్నారు.

వెయ్యేన్నాదళ్ ఒడ్డునగలరు చరిత్రాత్మకస్థలమైన ఈ సింహపురిలో(నెల్లూరు), శ్రీ రంగనాయకులు పాదసమీపాన ఈ సభలు జరగడం గర్వించదగ్గ విషయ మన్నారు.

ఆలిండియా నేషనల్ మెడికల్ అసోసియేషన్‌కు శాఖగా ఆంధ్రప్రదేశ్ సంస్థ పనిచేస్తున్నదనీ, ఇందులో ఎల్. ఐ. ఎమ్‌లు, జి. సి.ఐ.ఎమ్‌లుమాత్రమే ఉన్నారనీ అన్నారు. 1915లో మద్రాసులోని కాలేజీలో ఇంటెగ్రేటెడ్ కోర్సు ప్రారంభించారలన్నారు. కాలేజీ చరిత్ర వివరిస్తూ ఆ కాలేజీని గత జూలైలో మూసివేయడం జరిగిందనీ, దీని స్థానే ఒక ఆధునిక వైద్య కళాశాలను స్థాపించడం జరిగిందనీ దేశీయ వైద్యానికి దీనివల్ల తీరని నష్టంవాటిల్లిందనీ పేర్కొన్నారు.

మన దేశీయవైద్య విధానాలపట్ల విదేశీయులు ఆసక్తిని వివరిస్తూ జర్మనీలోని ఒక సంస్థ మకరధ్వజను తయారుచేసి ఇండియాకు విక్రయిస్తున్నదనీ, మన దేశంలో దొరికే సర్పగంధి అనేవన మూలికద్వారా విదేశ కంపెనీలు ఎంతగా లాభాలు గడిస్తున్నదీ వివారందరికీ తెలిసిన సంగతే నన్నారు.. ఇటువంటివెన్నో ఉదాహరణలున్నాయని విశదీకరించారు.

దేశీయ వైద్య విధానాలలో పరిశోధనలుబాగా జరిపి,ముందంజ వేయవలసిన అవసరంఎంతైనా ఉన్నదనీ, దేశీయ వైద్యాన్ని అభివృద్ధిచేయడానికీ, పరిశోధనలు కొనసాగించడానికి మార్గాలనుఅన్వేషించడానికిగాను భారతప్రభుత్వం ఒక కమిటీ నియమించిందన్నారు. డాక్టర్ ద్వారకానాద్ దేశీయ వైద్య విధానాల సలహాదారుగా, సెంట్రల్ ఆయుర్వేద రిసెర్చి కౌన్సిల్ కార్యదర్శిగా నియమించబడటం గర్వ కారణమన్నారు. వారి

[మిగతా 2వ పేజీలో]

ఎల్లోరా ఆర్ట్ ఇండస్ట్రీస్,
లోహర్‌చాల్, బొంబాయి-2.

మీ బిడ్డలు కోరేది
స్పెన్సర్స్
గ్రైప్ సిరప్

ఇది పసిబిడ్డల కడుపులోని అన్ని విధములైన జబ్బులకు ప్రశస్తమైనది
ఆంధ్రప్రదేశ్‌కు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
సిటీ ఫార్మా డిస్ట్రిబ్యూటర్సు,
రాంగోపాల్ వీధి, విజయవాడ-1.

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
ఉగాది నవలల పోటీ

మొదటి బహుమతి	రెండవ బహుమతి	మూడవ బహుమతి
రూ 500/-	రూ 300/-	రూ 200/-

నవలలు పావుటావు సైజున 400 పుటలకు మించి వుండరాదు. చరిత్రాత్మక, సాంఘిక, పౌరాణికములకు చెందిన ఏ ఇతివృత్తమైనా ఎన్నుకొనవచ్చును.
రచనలు మాకు ఫిబ్రవరి 28 వ తేదీనాటికి అందవలెను.
—ఎడిటర్



సోమశిల ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు

: x :

అంతా రైతులు అడ్వాన్సుచేస్తే, స్కీము అమలు తథ్యమని శ్రీ సంజీవయ్య వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) నెల్లూరు, ఫిబ్రవరి 16:— సోమశిల ప్రాజెక్టు నిర్మాణాని కయే ఖర్చునంతా నెల్లూరుజిల్లా రైతులు అడ్వాన్సు చేయగలిగితే, ఈ స్కీమును అమలుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య నెల్లూరుజిల్లా రైతు కాంగ్రెసు మహాసభలో సూచించారు.

మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు వినాయక సినిమాహాలులో జరిగిన నెల్లూరుజిల్లా రైతుకాంగ్రెసు సభలో ప్రసంగిస్తూ సోమశిల ప్రాజెక్టు తృతీయ ప్రణాళికలో చేర్చబడునని హామీ ఇవ్వలేకున్నారు. ఏడాదికి రెండుకోట్ల రూపాయల వంతున మొత్తం పదికోట్లరూపాయలు అప్పుగా స్థానిక రైతులు ఇవ్వడానికి వీలవుతుందేమో ఆలోచించాలని సూచించారు. ఈవిషయంలో కేంద్రమంత్రి శ్రీ గోపాలరెడ్డితో సంప్రదించవలని కూడా విజ్ఞప్తిచేశారు.

శ్రీ తిక్కవరపు రామిరెడ్డి అధ్యక్షత వహిస్తూ కనీసం సోమశిల ప్రాజెక్టును మూడవ ప్రణాళికలోనైనా చేర్చాలని కోరారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య కనుపూరు కాలువ స్కీముకు ప్రారంభోత్సవం చేయడానికి ముప్పై వేల్ల పట్టెంటసీ, అలాగే ఇప్పుడు దైవకృపవల్ల సోమశిల అమలు జరుగగలదని అన్నారు. ప్రతి జిల్లాలో కేంద్రంలో ఒక వ్యవసాయ పరికరాల ఫ్యాక్టరీ నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

సోమశిల ప్రాజెక్టును తృతీయ ప్రణాళికలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ఏకగ్రీవంగా సభలో చేశారు. ఈ తీర్మానాన్ని శ్రీ బొమ్మా శేషురెడ్డి ప్రతిపాదించారు.

శ్రీ బి. రామచంద్రారెడ్డి వందన సమర్పణ చేశారు.

నెల్లూరు డ్రెయినేజీపథక సమస్య

నిధుల కొరత వల్ల నెల్లూరు డ్రయినేజీ స్కీమును తృతీయ ప్రణాళికలో చేర్చడానికి వీలు పడలేదని, అయితే ఇదివరకే తృతీయ ప్రణాళికలో చేర్చడానికి ప్రభుత్వం వాగ్దానం చేసినందున, ఈ స్కీమును అమలుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహిస్తుందని, ఈ స్కీమును వీలోవిధంగా అమలుపర్చడానికి మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య ఇక్కడ మొన్న వి.ఆర్. కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగసభలో తెలియ జేశారు.

బీదప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే తమలక్ష్యమనీ, తాము ముక్కోటి ఆంధ్రులకు సేవకునిగా కృషి చేస్తున్నామనీ అన్నారు.

పట్టణాల నీటిసరఫరా, మురుగుపారుదల పథకాలకు రాష్ట్ర తృతీయ ప్రణాళికలో ఆరుకోట్ల ఎనభై లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందనీ, అందులోనాలుగుకోట్లు మంజీర, గోస్తనీ నీటి సరఫరా స్కీములకు కేటాయించారనీ, నరసరావుపేట, ద్రాక్షారామం కొత్త నీటి సరఫరా పథకాలు మాత్రం చేర్చారనీ, మిగతా మిమ్మె రెండవ ప్రణాళికలో పనిపూర్తికాక మిగిలిపోయిన వాటికి ఖర్చుచేయవలసి ఉంటుందనీ వివరించారు.

ఈ సభకు శ్రీ వి. కోదండరామిరెడ్డి అధ్యక్షత వహించారు.

పబ్లిక్ వర్క్సు శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రులు, ప్రధానంగా నెల్లూరుజిల్లా ప్రజలు వహించిన పాత్రను వివరించారు. శ్రీ సంజీవయ్య ముఖ్యమంత్రి విజయం ఎలా జరిగింది పేర్కొన్నారు. తాము ఇక్కడకు కనుపూరు కాలువ స్కీముకు శంకుస్థాపన చేయడానికి వచ్చామన్నారు. శ్రీ సంజీవయ్య నాయకత్వంపట్ల ప్రజలుకన పరుస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞత తెలిపారు.

శ్రీమతి వసుమా బేగం ఉర్దూలో మాట్లాడారు. స్త్రీలు బాగా చదువు కోవాలని విజ్ఞప్తి చేశారు.

భరత నాట్య ప్రదర్శనం జరిగింది. ప్రారంభంలో మంత్రులనుఊరేగించారు.

ఉయ్యూరు వర్తక సంఘ వార్షికోత్సవం

ఉయ్యూరు, ఫిబ్రవరి 12:— ఉయ్యూరు వర్తకసంఘ సర్వ సభ్య సమావేశం రిక్రియేషన్ క్లబ్‌లో ఇటీవల శ్రీ యలవర్తి శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగింది. నూతన సంవత్సరానికి శ్రీ యలవర్తి శ్రీరామమూర్తి అధ్యక్షులు, శ్రీ వెంట్రప్రగడ వీరభద్రరావు కార్యదర్శి మరి పదిహేనుమంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఆరవ వార్షికోత్సవం సమయమున శ్రీ ఎస్. నరసింహారావు అధ్యక్షతన అల్పాహారవిందు, సభ జరిగింది. శ్రీయుతులు పచ్చిపులుసు వెంకట సుబ్బారావు, అన్నవరపు సుబ్బారావుగుప్త, భూపతి కోటేశ్వరరావు గార్లు, ప్రముఖులు హాజరైనారు. శ్రీ వై. శ్రీరామమూర్తి స్వాగతం చెప్పారు.

విపరీతంగా హెచ్చించిన వ్యాపారపై సేల్సు పన్నులు, వృత్తి పన్నులు, వెంటనే తగ్గించాలని పంచాయితీ బోర్డును ఒక తీర్మానంలో కోరారు. ఆహారధాన్యాలు వంటి వాటిమీద ఎత్తివేసే, అనేక వస్తువులమీద కూడా సింగిల్‌పాయింటు పన్ను విధానం అమలు పర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉయ్యూరులో రైల్వేపార్సిల్ డెలివరి అవుట్ పోస్టు తెరవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉయ్యూరులోనిపాలి టెక్నిక్‌సంస్థను విజయవాడకు తరలించరాదని తీర్మానించారు.

శ్రీ పచ్చిపులుసు వెంకటసుబ్బారావు సభ్యులందరూ సంఘములను బలపర్చినందువల్ల కలిగే ప్రయోజనాలను సోదాహరణంగా వివరించారు. ఉయ్యూరు పంచాయితీ అధ్యక్షులు శ్రీ వెంట్రప్రగడ భావనారావు, శ్రీ ఆదిరాజు చంద్రమౌళీశ్వరరావు, శ్రీ కొండల వెంకట్రామయ్య, శ్రీ చొప్పరపు సుబ్బారావు, శ్రీ పూరు వెంకటేశ్వర్లు మాట్లాడారు.

శ్రీ శివరావు మన్నే వందన సమర్పణచేశారు. సభానంతరం వైజ్ఞానిక ప్రదర్శనాలు జరిగినవి.

రాజమండ్రి పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం

రాజమండ్రి, ఫిబ్రవరి 14:— రాజమండ్రి పట్టణ విశ్వబ్రాహ్మణసంఘ సాధారణ సమావేశం శ్రీ కె. వి. రత్నం అధ్యక్షతన జరిగింది. శ్రీ వలపాటి సూర్యప్రకాశరావు మాట్లాడారు. కార్యదర్శి శ్రీ కొల్లూరి ఉమామహేశ్వరరావు నివేదిక సమర్పించారు.

సారంగధరమెట్ట పున్న సారంగధరేశ్వరుని దేవాలయ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి నివేదికను సమర్పించడానికి ఈ క్రింది ఉపసంఘాన్ని వేశారు.

శ్రీ పెదగడ మృత్యుం (ప్రెసిడెంట్) శ్రీ కొలారి ఉమామహేశ్వరరావు (కార్యదర్శి) శ్రీ యుతులు పిన్నాడ అప్పలాచార్యులు, వలపాటి రామలింగస్వామి, కె. వి. రత్నం (ఇతర సభ్యులు).

ఉపాధ్యక్షులు శ్రీ పిన్నాడ అప్పలాచారి వందన సమర్పణ గావించారు.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ టి. వి. శివరామయ్య, నెల్లూరు	50—00
శ్రీ వేమూరి సుబ్బారావు, దోనేపూడి	25—00
శ్రీ వెలం రామయ్య, దుండిగం	25—00
శ్రీ వెంకటేశ్వర క్లెవ్ ఇన్‌స్టిట్యూట్, గుంటూరు	15—00
శ్రీ మణిరేని రోశయ్య, దుండిగం	10—00
శ్రీ బి. పరమశివయ్య, దుండిగం	10—00
శ్రీ వడ్లమూడి సుబ్బయ్య, దుండిగం	10—00
శ్రీ కాపా నరసయ్య, దుండిగం	10—00
శ్రీ కాపా వెంకటరమణయ్య, దుండిగం	10—00
శ్రీ వన్నెంపూలనాగన్న, పట్నం	10—00
శ్రీ తెగురు మణవాల నాయుడు, చీరాల	10—00
శ్రీ వడ్లమూడి వెంకయ్య, దుండిగం	5—00
శ్రీ కాపా చలమయ్య, దుండిగం	5—00
శ్రీ పొట్టుముత్తు వెంకటసూర్యనారాయణ, యలమంచిలి	5—00
శ్రీమతులు శింగారెడ్డి శీలావతి అండ్ చిన్న కనకదుర్గాబాయి, మచిలీపట్నం	5—00
శ్రీ పెరువాళ్ళ సుబ్బారావు, గంటి	5—00
శ్రీమతి గొడవర్తి దురాంబ, గంటి	5—00
శ్రీ పంపన వీరాస్వామి, యానాం	5—00
శ్రీమతి యం. రామానుజమ్మ, మచిలీపట్నం	5—00
శ్రీ మొగిలిశెట్టి ఆదినారాయణ, పేరాల	5—00

రూ. 3—00 వీరాళ మిచ్చినవారు : సాలేటి సుబ్బరామయ్య, డి. సూర్యనారాయణ.

రూ. 2—00 వీరాళ మిచ్చినవారు : నేలపాటి సుబ్బరామయ్య, పచ్చా కొండయ్య, వడ్లమూడి అబ్బయ్య, రెడ్డిమాను శ్రీరాములు, నేలపాటి కొండయ్య, వడ్లమూడి సుబ్బయ్య, వడ్లమూడి వెంకయ్య, కమ్మ వెంకయ్య, లింగంనేని సీతారామయ్య, బొగ్గవరపు సీతారామయ్య, దొర్నరంగయ్య, గంటి వెంకటసుబ్బారావు, భమిడి శివరామకృష్ణయ్య, మంథా సత్యనారాయణ.

రూ. 1—00 వీరాళ మిచ్చినవారు : ఉసురుపాటి జువ్వయ్య, పందల వెంకయ్య, కోటకొండ వెంకట్రామయ్య, పన్నా సుబ్బమ్మ, గుంజం అంకయ్య, నూతక్కి వెంకటరత్నం, కనిగలుపుల మంగరావు, గుర్రాల సూర్యనారాయణ, పిల్లి సత్యం.

పత్తి మారారెడ్డి	1—26
టి. సుబ్బిరెడ్డి	1—26
వల్లమిల్లి రామిరెడ్డి	1—26
పులగం వెంకటరెడ్డి	1—27
టంకల రాములు	0—50

నిన్నటివరకు వసూలయిన మొత్తం : 1,41,006—78

వెరశి : 1,41,285—33

శృంగవరపుకోటలో మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి

శృంగవరపుకోట, ఫిబ్రవరి 15 :— ఆర్థిక శాఖామంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిని ఇటీవల ఇక్కడ వూరేగించారు. శృంగవరపుకోట తాలూకా కాంగ్రెసు ఆధ్వర్యాన జరిగిన బహిరంగసభకు విశాఖజిల్లా పరిషత్తు అధ్యక్షులు శ్రీ రాజాసాగి సూర్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. తాలూకా రైతు కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ చుండూరు పట్టాభిరామయ్య స్వాగతం చెప్పారు. తాలూకా కాంగ్రెసు తరఫున శ్రీ ఆరాధ్యం అప్పారావు వినతి పత్రం సమర్పించారు. పంచాయితీ అధ్యక్షులు శ్రీ మోపాడ జగన్నాథం ఒక వినతి పత్రం అందజేశారు. శ్రీయుతులు బి. శ్రీరామమూర్తి, కె. వి. ఎస్. పద్మనాభరాజుగారలు మాట్లాడారు.

మంత్రి సమాధానమిస్తూ మునసబుకోర్టు విషయం సావధానంగా పరిశీలిస్తా మన్నారు. తాలూకా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ గొరపల్లి సత్యనారాయణ వందన సమర్పణ చేశారు. మంత్రి గౌరవార్థం ధర్మవరంలో శ్రీ ఎస్. ఎల్. నరసింహం విందు ఏర్పాటు చేశారు.

పొన్నూరులో దేవాలయాల ప్రతిష్ఠా ఉత్సవాలు

పొన్నూరులో నిర్మించిన శ్రీ సహస్రలింగేశ్వరాలయం ప్రతిష్ఠా మహోత్సవాలు మార్చి 10 నుండి 20 వరకూ జరుగుతాయి.

పొన్నూరు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో నిర్మించిన శ్రీ కోదండరామ స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఫిబ్రవరి 20 జరుగుతాయి.

గుంటూరు యూత్‌లీగ్ అధ్యక్షుని మరణం

గుంటూరు, ఫిబ్రవరి 16:— గుంటూరు యూత్‌లీగ్ స్థాపకులు శ్రీ శ్యామసుందర్ మొన్న మరణించారు. వారికి 29 సంవత్సరాల వయస్సు కలదు. వీరు ఆంధ్ర టేబిల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు. ఉత్సాహవంతులయిన కార్యకర్తలు. (మ.వి.)

శ్రీకాకుళంలో మంత్రులకు స్వాగతం

(మన విలేఖరి) శ్రీకాకుళం, ఫిబ్రవరి 13:— పట్టణ వ్యాయామాలు జిల్లా జడ్జి శ్రీ తాతా మంద్రగుప్త—తదితర వ్యాయామార్థులు ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యకు, ఇరిగేషన్ మంత్రి శ్రీ సత్యనారాయణరాజుగార్లకు ఘనస్వాగతం ఇచ్చారు.

శ్రీ రొక్కం లక్ష్మీనరసింహం దొర మంత్రులకు స్వాగతం చెప్పారు. గవర్నమెంటు ప్లీడరు శ్రీ జి. వి. లక్ష్మణరావు మంత్రులకు బార్ తరపున మెమోరాండమ్ సమర్పించారు.

ముఖ్యమంత్రి ఉచితరీతిని సమాధానంచెప్పారు. వారి గౌరవార్థం అల్పాహార విందు చేయబడినది.

తర్వాత మంత్రులు మహిళా కాంగ్రెసు సమావేశంలో మాట్లాడి, లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫీసులో జాతీయ నాయకులు గాంధీ నెహ్రూ రాజేంద్రప్రసాద్ ఫోటోలను ఆవిష్కరించారు. బ్రాంచి మేనేజరు శ్రీ ఎం. వి. శాస్త్రి స్వాగతం చెప్పారు. గవర్నమెంట్ ఇన్‌స్పెక్టరు శ్రీ వెంట్రప్రగడ శివరావు ధన్యవాద సమర్పణ చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య కొత్తగా నెలకొల్పబడిన వంశధారా ప్రెస్‌కు ప్రారంభోత్సవం చేశారు. మంత్రి శ్రీ సత్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. కాంగ్రెసు స్నేహితుల తరఫున శ్రీ వి. రాజగోపాలరావు ఈ ప్రెస్ వంశధార పత్రిక సంపాదకులు శ్రీ పోలాకి సూర్యనారాయణ జిల్లాకాంగ్రెసు కార్యదర్శికి బహూకరించారు. జిల్లాకాంగ్రెసు అధ్యక్షులు శ్రీ ఎల్. ఎల్. దాసు ఆశీర్వదించారు. మంత్రులు వారి శుభాకాంక్షలు తెలియజేశారు. సంపాదకులు కృతజ్ఞత తెలియజేశారు.

వంశధారా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంలో శ్రీకాకుళం లలితకళా సమితివారు శ్రీకాకుళం కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఆవరణలో వ్యవసాయ వాస్తవ్యులు రాధాజయలక్ష్మి సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య — ఇరిగేషన్ మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగార్లు హాజరైనారు.

మంత్రులు రాగానే సమితి అధ్యక్షులు శ్రీ వి. రాజగోపాలరావు పూలమాలలు వేసారు. కార్యదర్శి శ్రీ తిమ్మరాజు వెంకట శివరావు వంశధారకు ముస్తాబుచేసి గజ్జెలుకట్టి నాట్యం చేయించినవారు — సంజీవయ్య — అల్లూరి — సంగీత సరస్వతికి ముస్తాబుచేసి గజ్జెలుకట్టే నాట్యం చేయించినవారు — రాధా జయలక్ష్మి వంశధార దగ్గర పూలపర్వము — ఇప్పటి ప్రజా హర్షము — అని చెప్పారు — సహాయ కార్యదర్శి శ్రీ యిప్పిలి జోగారావు వందనసమర్పణ చెప్పారు.

రాధా జయలక్ష్మి గాత్రం, వి. వి. అనంతరామన్ — వైలన్, పాలఘాట్ కృష్ణమణి — మృదంగం, ఆర్. గురుమూర్తి ఘటం వాయించారు.

ప్రముఖ దేశభక్తుడు శ్రీ జగన్నశాస్త్రి

తణుకు సన్మానసభలో శ్రీ అల్లూరి ప్రభృతుల ప్రశంస

(మన విలేఖరి) తణుకు, ఫిబ్రవరి 10:— ప్రముఖ కాంగ్రెసువాది, జాతీయ గ్రంథకర్త శ్రీ ముదిగంటి జగన్నశాస్త్రి 61వ జన్మదినోత్సవం తణుకు క్లబ్‌లో మొన్న నీటి పారుదల శాఖామాత్యులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారి అధ్యక్షతను జరిగినది. తణుకు, కొవ్వూరు, నర్సాపురం తాలూకాలనుండి అనేక మంది కాంగ్రెసువాదులు విచ్చేశారు. శ్రీ జగన్నశాస్త్రి, వెంకట నర్సమ్మగారలను వారి యింటి నుండి బాండు వాయిద్యాలతో ఆహ్వాన సంఘం వారు వూరేగింపుగా తీసుకొనివచ్చారు. ఆహ్వాన సంఘం తరఫున శ్రీ యర్రమిల్లి నరసింహారావు జగన్నశాస్త్రి దంపతులను, అల్లూరి సత్యనారాయణ రాజుగార్లను ఆహ్వానించారు. గావించారు తణుకు తాలూకా మండల కాంగ్రెసుల తరఫున శ్రీ తోట సుబ్బారావు, బార్ అసోసియేషను తరఫున పోతాప్రగడ శ్రీరామారావు, జిల్లా యువజన కాంగ్రెసు తరఫున కె. సత్యనారాయణరాజు, సన్మయుతీశము తరఫున పోతాప్రగడ శ్రీరామారావు, స్త్రీసమాజం తరఫున దేవులపల్లి సత్యవతమ్మ, తణుకు క్లబ్ తరఫున లంక సూర్యప్రకాశరావు, ఆహ్వాన సంఘం తరఫున శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, కొవ్వూరు తాలూకా కాంగ్రెసువాదుల తరఫున శ్రీ గెడా రఘునాయకులు, ఆంధ్ర ఆమెచ్యూర్సు అసోసియేషను తరఫున బదాని అప్పారావు, మగట్ కేవ్ గోయర్సు అసోసియేషను తరఫున నెక్కంటి వెంకట్రామయ్య, తణుకు జనరలు మర్చంట్సు అసోసియేషను తరఫున నిడదవోలు మృత్యుంజయ రావుగార్లు సన్మానపత్రం, అర్ఘరుబట్టలు బహూకరించారు. ఆహ్వానసంఘంవారు రూ. 2,000—వసూలుచేసి శ్రీ శాస్త్రిగారికి బహూకరించారు. శ్రీచేకూరి వెంకట్రామరాజు, వెరకువాడ వెంకట నరసింహం పంతులు, చెప్పుటొట్ల భాను మూర్తి, ద్రోణంరాజు లక్ష్మీనాయుమ్మ, తేతలి రామచంద్రరావు, మల్లిపెద్దిగిరిరావుగార్లు శాస్త్రిగారి సేవనుగూర్చి ప్రసంగించారు. వెరకువాడ నరసింహంగారు ప్రసంగిస్తూ జగన్నశాస్త్రి కుటుంబ సందర్భమును పురస్కరించుకొని ఆహ్వాన సంఘంవారు ఆతనికి వాసయోగ్యమైన ఒక యింటిని కొనిపెట్టాలని, అలాగే ప్రభుత్వం కూడ ఒక పెన్షను కొనియిస్తే బాగుంటుందని వారితో చెప్పగా ప్రభుత్వం ఇదివరకే వీరిని గుర్తించి ఒక పారితోషికం ఇవ్వటానికి సంకల్పించిందని, అందుకు శ్రీ అల్లూరి వాగ్దానం చేయాలని అన్నారు. అయ్యదేవర కాళేశ్వరరావుగారు సందేశాన్ని పంపించారు. శ్రీ కొణిజేటి రోశయ్య ... గోపాలరెడ్డి రూ 58— శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు 116, శ్రీ దట్ల అర్జా నారాయణరాజు రు25, తేతలి వెంకట్రామయ్యగార్లు రూ 50— బహూకరించారు. అధ్యక్షత వహించిన శ్రీ అల్లూరి ప్రసంగిస్తూ 1930 లో పశ్చిమ గోదావరిజిల్లాలో ఉప్పుసత్యాగ్రహంలో శ్రీ జగన్నశాస్త్రిగారు రాజాజీ కమాండరు అని, ఆ యువవద్ద తాము స్వచ్ఛంద సేవకుడుగా పనిచేశానని అట్టి శాస్త్రిగారు వాటినుండి దేశసేవ చేయుచూ ప్రత్యేకంగా వారి సాహిత్య కృషి చిరస్మరణీయంగా నిలిచియుండగల దన్నారు. వారి రచనలు అనేక మంది యువకులను ఉత్సాహ పరచి కాంగ్రెసు ఉద్యమంలోనికి ఆకర్షించాయని, నేటి నాయకులలో సాహిత్యసేవ చేసినవారిలో అగ్రగణ్యులని వారి రచనలు చిరస్థాయిగా వుండి వారు చిరస్మరణీయులుగను చేస్తాయని, తరువాత తరంవారికికూడ మార్గదర్శకం కాగలదని అన్నారు. వీరితోపాటుగా వీరి సతీమణి వెంకట నర్సమ్మగారు కుటుంబ యాత్రలో చేదోడువాదోడుగా వుంటూ వారు వీరమాతగా వారిని కొనియాడారు.

శ్రీ జగన్నశాస్త్రిగారు తమకు జరిగిన సన్మానం దేశభక్తికి జరిగినట్లుగా పరిగణిస్తున్నామని, తమ కృతజ్ఞత తెలియపరిచారు.

అపురూప వాద్య చిత్రాలు

రోటరీక్లబ్ సమావేశంలో ప్రదర్శన

(ఆంధ్రప్రభ ప్రతినిధి) విజయవాడ, ఫిబ్రవరి 16:— నేటి సాయంత్రం స్థానిక రోటరీక్లబ్ సమావేశం అధ్యక్షులు శ్రీ మండలీక సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది.

విజయవాడ ఆకాశవాణి అసిస్టెంటు స్టేషన్ డైరెక్టరు శ్రీ టి. శంకరన్ ముఖ్య అతిథిగా తమ క్లబ్ కళాకారుల బృందంతో వచ్చి నేటి సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ ఎస్. కృష్ణస్వామి తాము సేకరించిన అపురూపమైన భారతీయ సంగీత వాద్య చిత్రములను ప్రదర్శించారు. శ్రీ కృష్ణస్వామి కొన్ని చిత్రఫలకాలను, పురావస్తు విశేష చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఇందులో కొన్ని వాద్యాలు క్రీ. పూర్వం 200 సంవత్సరాలనాటివి. వీణలలో అనేకరకాలువున్నాయి. ఉత్తర హిందూస్థానంలో వాడే వీణలు మహాబలిపురం పురావస్తు ప్రతిమలు, కిన్నెరవీణ, సామగాన తంత్రీ స్పందనలు కల్గిన వాయిద్యాలు సితార్ ఆధునికమూ, 17, 19 శతాబ్దాలనాటివి — సరోద్, స్వరమండల్, మకరయాళ్, గ్రీకులకాలంనాటి, సముద్రగుప్త కాలంనాటి వీణలూ వున్నాయి. ఇవన్నీ అపురూపమైన వాదకంలోనుంచి పోతున్నాయి అని శ్రీ కృష్ణస్వామి చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వాడుతున్న అనేక వాద్యాల చిత్రాలు కూడా ఆయన ప్రదర్శించారు. తర్వాత కుమారి విజయకుమారి లక్ష్మి, శ్రీ మునునూరి వెంకటరమణ మూర్తిగార్లు లలిత సంగీతం వినిపించారు.

ఆకాశవాణి క్లబ్ ఆర్కెస్ట్రావారు కర్నాటక సంగీతం వినిపించారు. రోటరీక్లబ్ కార్యదర్శి డాక్టరు కల్లూరి శ్రీరామమూర్తి అభినందనలు తెల్పారు.

ఈ ఆహ్లాదకరమైన కార్యక్రమానికి పుర ప్రముఖులు పలువురు వచ్చారు.

సమావేశ ప్రారంభంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ వి. ఎస్. కృష్ణ మరణానికి సభ్యులంతా ఒక నిమిషంపాటు నిలచుని సంతాపం ప్రకటించారు.

కారుప్రమాదంలో శ్రీ వర్ధనరావు మృతి

విజయవాడ, ఫిబ్రవరి 16:— మాచర్లలోని రామకృష్ణ సిమెంట్సు జనరల్ మేనేజరు శ్రీ అనుమోలు వర్ధనరావు పిడుగు రాళ్ల సమీపంలో చిన్నకారులో వస్తూ లారీ ఢీ కొనడంవల్ల జరిగిన ప్రమాదంలో మరణించారు. వారివయస్సు 30 సంవత్సరాలు.

లారీక్రిందపడి కళాశాల విద్యార్థి మరణం

విజయవాడ, ఫిబ్రవరి 16:— నేటి మధ్యాహ్నం స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రీ యూనివర్శిటీ తరగతి చదువుతున్న శ్రీమునుసూరి కుటుంబరావు (20) అనే విద్యార్థి సైకిల్ మీద వస్తుండగా ఒక లారీక్రిందపడి మరణించాడు. పోలీసు సబుయిన్స్పెక్టర్ శ్రీ కె. రాజమోహనరావు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇటీవల నగరంలో లారీ ప్రమాదాలు ఎక్కువవగా వున్నాయి. లారీలు పట్టణంలో నిర్ణయించబడిన వేగాన్ని అతిక్రమించడమే ఈ ప్రమాదాలకు కారణ మంటున్నారు.

కూనవరం - భద్రాచలం మధ్య జీపు ప్రమాదం

భద్రాచలం, ఫిబ్రవరి 14:— నేటి మధ్యాహ్నం కూనవరంనుండి వస్తున్న ఒక జీపు ప్రమాదానికిగురిఅయినది. భద్రాచలం నుండి వస్తున్న జీపునుతప్పించుటలో రోడ్డు వంటెనకు గుద్దుకొని తోడ్డు దిగి రెండు పల్టాయీలు కొట్టిపడిపోయినది. ఒక బాలునికి చేయి విరిగినది. క్షతగాత్రులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చబడెను. శ్రీ ... స్వల్పగాయాలు తగిలినవి.

కూనవరం పోలీసు ఇన్స్పెక్టరు శ్రీ కస్తూరి నరసింహారావు ప్రమాదంయొక్క వివరాలను దర్యాప్తు జరుపు తున్నారు.

ప్రఖ్యాతిగాంచిన దంతవైద్యులు విరూపించేరు

కాల్గేట్ క్లోరోఫిల్

చిగుళ్లను గట్టి పరుస్తుంది

నోటి దుర్గంధమును ఎక్కువ నమ్మకముగా పోగొట్టును! 'అస్మోస్కోప్' దంత పరీక్షలం ద్వారా ఇతర టూత్ పేస్టులకన్న కాల్గేట్ క్లోరోఫిల్ టూత్ పేస్ట్ ఎక్కువ శక్తివంతముగా నోటి దుర్గంధమును పోగొట్టినట్లు తేలినది.

దంతక్షయమునకు కారణమైన క్రిములను సంహరించును! ముఖ్యముగా, భుజించిన వెంటనే కాల్గేట్‌తో దంతములను తోముకొన్న ఎడల దంతక్షయమునకు కారణ భూతమైన క్రిములు నశించును.

కాల్గేట్ వారి ప్రత్యేకమైన భయాయ పదార్థం క్లోరోఫిల్ యొక్క పూర్తి లాభములన్నీ పొందండి... కోలోఫిల్ టూత్ పేస్ట్ లేక క్లోరోఫిల్ టూత్ పౌడర్ కొనండి!

కాల్గేట్ క్లోరోఫిల్ టూత్ పేస్టుతో దంతములను ప్రతిదినం తోముకుంటూ ఉండండి... క్లోరోఫిల్ చిగుళ్లను ఆరోగ్యముతో గట్టిగా నుంచును! ... టూత్ పేస్టు ...

ఇంతకు మించి ప్రతేకమైన క్లోరోఫిల్ కలిగివున్న మరొక టూత్ పేస్ట్ లేదు... ఆహ్లాదకరమైన దీని రుచి పిల్లలకు హితవైనది!



ఫిబ్రవరి 18, 1911

ఏదో మీ ఉత్తరాలు సమయానికి అందజేయడంలోనే మాకు సరిపోతున్నదండి. పాత సంఘటనలు, పండుగల గురించి ఆలోచించేందుకు తీరికేదీ? యాభై ఏళ్ళక్రితం, ఫిబ్రవరి 18వ తేదీన మేమొక ఘనకార్యం సాధించామంటారా? దానికింత హాగీ ఆకాశంలోకి ఎత్తేస్తున్నారేమిటి?

ఆ నాడు 6,500 ఉత్తరాలుగల సంచిని అలహాబాదునుండి 5 మైళ్ళ అవుతలవున్న నైనికి విమానంలో తీసుకొని వెళ్ళడం చారిత్రాత్మక విషయమంటున్నారా? అయితే ఈనాడు ఉత్తరాలన్నీ విమానాలలోనే కదండీ పంపబడుతున్నాయి!

1931లో మేము ప్రవేశపెట్టిన ఎయిర్‌మెయిల్ పోస్టుకార్డు ప్రపంచంలో మొట్టమొదటిదే కావచ్చు. అయినంత మాత్రాన మమ్మల్ని పొగిడేయడం బాగాలేదు సుమండీ.

ఏదో మా పనులను మేము చేస్తున్నామండి. అది చాలదేమండి?

Posts & Telegraphs Department

DA 60/701



రోజుకు 600 టన్నులు ఉత్పత్తిచేసే మా రెండవ ఫ్యాక్టరీ 1961 జూన్ నెలలో ఉత్పత్తి ప్రారంభించగలదని తెలుపటానికి సంతసిస్తున్నాము.

1958 మార్చి నెలలో ప్రారంభమైన మొదటి ప్లాంటులో ఉత్పత్తి అయిన మొత్తం 800 టన్నులు నాగార్జునసాగర్ డాముకు పట్టులు చేయుచున్నది.

1961 జూన్ నెలనుండి మేము మార్కెట్టులో సిమెంటు పట్టులు చేయగలము.

కర్నూలు జిల్లా ఆస్పత్రిలోను ప్లాంటుల కొనుటయును ప్రస్తుతానికి ప్రతి బ్లాక్ డెవలప్‌మెంట్ కేంద్రంలోను N. E. S. కేంద్రంలోను ఒక్కొక్క స్టాకిస్టును మాత్రమే నియమించదలచాము. పెద్ద పట్టణాలలో ఇద్దరు లేక ముగ్గురు స్టాకిస్టులు నియమించబడెదరు.

ఆసక్తిగలవారు, ప్లాంటు మేనేజరు, రామకృష్ణా సిమెంట్సు, మాచర్ల, గుంటూరు జిల్లాకు 1961 ఫిబ్రవరి 28వ తేదీలోపుగా ఈ క్రింది వివరాలతో దరఖాస్తు చేయగోరుచున్నారు.

1. జిల్లా పేరు. 2. పట్టణం లేక బ్లాకు లేక N. E. S. పేరు. 3. సమీపంలోని రైల్వేస్టేషను దాని దూరం. 4. దరఖాస్తుదారుని పేరు. 5. వర్తకనెలు అడ్రసు. 6. ప్రస్తుత వ్యాపారము. 7. బ్యాంకర్లు (ఎవరైనా వుంటే)

RKC

ది కె. సి. పి. లిమిటెడ్
రామకృష్ణ సిమెంట్స్, మాచర్ల

నమ్మకమైన
దంపుడుబియ్యం
«శ్రీవిజయ»
రైస్ కంపెనీలో
లభించును
గవర్నరుపేట — విజయవాడ-2
ఫోను నెం.704

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	48—00
(మెట్ట) పెసలు	50—00
వల్లపెసలు నీలాలు	45—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	44—00

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 17:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	143—50
సావరిన్	96—00

శ్రీ బాలాజి యాత్రా స్పెషల్
10—4—61 మద్రాసు నుండి 70 రోజులు.
ఉత్తరదేశ హిమాలయా, కాశ్మీరు, పంచద్వారకలు శ్రీశైలం మొదలగునవి.
30—4—61 సమ్మర్ ప్రోగ్రాం. 30 రోజులు.
ఆగ్రా, ఢిల్లీ, బదరి, కాశ్మీరు యాత్ర జరుపబడును.
ఒకటవక్లాసు రెండు రకాలు, 3 వ క్లాసులు కలవు.
వివరములకు: కె. మునిరెడ్డి, ల్యాండ్‌లార్డు
ఫోన్ నెం. 4, టెలిగ్రాం : బాలాజీ,
హెచ్. ఒ. తిరుపతి.
షరా : మాచే నిర్మించబడిన బాలాజీ భవనమందు ఎయిర్‌కండిషన్ బోర్డింగు, లాడింగు, కొద్దిరోజులలో తిరుపతిలో ప్రారంభించబడును.

ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గ భవితవ్యం

:x:

శ్రీ సంజీవరెడ్డినుంచి 18 వ తేదీకి తనకు స్పష్టమైన ఆదేశాలు రానిచో రాజీనామా చేయనున్నట్లు డాక్టర్ మెహతాబ్ ప్రకటన

భువనేశ్వర్, ఫిబ్రవరి 16:— కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డికి తాను వ్రాసిన లేఖలో కొన్ని నిర్దిష్ట విషయాలు వ్రాశాననీ, వాటిమీద ఆయనవద్ద నుంచి ఫిబ్రవరి 18 వ తేదీలోగా స్పష్టమైన ఆదేశాలు తనకు అందనిపక్షంలో తాను మిశ్రమమంత్రివర్గం రాజీనామాను సమర్పించివేయగలనని ఒరిస్సా ముఖ్యమంత్రి డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్ నేడిక్కడ పత్రికావిలేఖరులతో చెప్పారు.

డాక్టర్ మెహతాబ్ వ్రాసిన లేఖను రాష్ట్ర మంత్రి శ్రీ నీలమణిరౌత్రి గతరాత్రి కలకత్తా తీసికొని వెళ్లారు. శ్రీ సంజీవరెడ్డి ప్రస్తుతం కలకత్తాలోనే ఉన్నారు.

కాంగ్రెసు—గణతంత్ర పరిషత్తుల మిశ్రమ ప్రభుత్వాన్ని వెంటనే రద్దుచేయాలని కాంగ్రెసు శాసనసభ పక్ష సభ్యులలో అధిక సంఖ్యాకులు కోరుతున్నారని ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ విజయానంద పట్నాయిక్ తనకు లేఖ వ్రాసిన మీదట డాక్టర్ మెహతాబ్ శ్రీ సంజీవరెడ్డికి ఈలేఖ పంపారు.

తాను శ్రీ సంజీవరెడ్డికి వ్రాసిన లేఖలో ఈక్రింది విషయాలపై స్పష్టమైన సూచనలు అడిగానని డాక్టర్ మెహతాబ్ చెప్పారు: 1. మిశ్రమ ప్రభుత్వం ఖచ్చితంగా ఏతేదీతో అంతం కావాలో తెలపాలి 2. రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ నేడు ప్రవేశపెట్టబడిన తీర్మానం ఆమోదించబడుతుందా? లేదా? 3. ప్రస్తుత మంత్రివర్గం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలెనా? లేదా?

ఒరిస్సా శాసనసభ బడ్జెట్ సమావేశం

గవర్నర్‌చే ప్రారంభం

ఒరిస్సా గవర్నర్ శ్రీ వై. ఎస్. సుక్తాంకర్ నేడిక్కడ శాసనసభ బడ్జెట్‌సమావేశాన్ని ప్రారంభిస్తూ తృతీయ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయటానికి రాజకీయ సుస్థిరత, క్రమశిక్షణ గలిగిన కృషి అవసరమని వక్కాణించారు.

వైస్—ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ ఇటీవలం ప్రారంభోత్సవం జరిపిన కొత్త భవనాలలో గవర్నర్ నేడు ఈ సమావేశాన్ని ప్రారంభించారు.

వ్యవసాయదారుల పరిస్థితులను బాగు చేయటం కోసం భూసంస్కరణలు తీసికొని రావటం అవసరమని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 17:—

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాములు	95.00
ఎస్.ఎం.బంగారంరెడి 10 గ్రాములు	124.70
మూసాబంగారంరెడి 10 గ్రాములు	121.50
బార్‌సిల్వర్ రెడి (కె. జి.)	211.00
చిల్లర 10 గ్రాములు	2.20

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 17:— 74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—95
డి. వి. సన్నాలు ,,	25—50
3 మణుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. వి. సన్నాలు ,,	60—00
కునుకు ,,	57—50

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 17:—

కాటన్ సీల్ ఆర్డినరీ—	రు. 146.25
ఇండియన్ ఐరన్—	రు. 24.68
బంగారం (పాల్సు)	రు. 121.60
వెండి పాల్సు)—	రు. 207.40
ప్రత్తి జరిలా ఏప్రిల్	559.50
వేరుసెనగ (మే)	209.50
ఆముదాలు (మే)	172.50

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 17:—

వేరుశనగనువ్వు	(80 కె. జి. ఎస్. బస్తా
కొరమాండల్	77.50—78.00
పీనట్సు	75.00—75.25
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు. గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	453.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్యాన్	
ఎం. ఎస్.	46.00
రాజా ఆరోన	44.50
వేరుశనగకేకు	26.50

ఇంక్ అనకండి..
క్వింక్‌ను అని అడగండి!

క్వింక్ ఒక్కటే సాల్వు-X ను గలిగియున్న సిరా.పీపెన్ నైనా శుభ్రపరచి, కాపాడును.
భారతదేశంలో తయారు చేయువారు:
చెలిపార్క్ కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్
గిండి, మద్రాసు 32
ప్రపంచప్రసిద్ధ పార్కర్ '51' పెన్ ల తయారుదారులే ఈ పార్కర్ పెన్ కంపెనీ అధిపతులు



వారికి
గ్రిమాల్ట్స సిరప్ యివ్వండి

.... దగ్గు ఎంత త్వరగా పోతుందో చూడండి
గ్రిమాల్ట్స సిరప్ చాలా మందికి బాగుగా పేరు పొందిన దగ్గు మందు. ఎంత కాలము నుండి ఉన్న దగ్గు అయినా యీ సిరప్ యొక్క శక్తివంతమైన ఆయుష్య విరమయ క్రియతో సత్వర వ్యవస్థ చేకూరుతుంది.
మీరు దగ్గు, రొంప, శిరోవాతము లేక రొమ్ము పడిశెము మొద వాటితో బాధపడుతూ ఉంటే గ్రిమాల్ట్స సిరప్ వాడి దగ్గు ఎంత త్వరగా పోతుందో చూడండి.
The Famous Grimault's Syrup





వెంపటెల బుర్రకథ. రచన: సుంకర. వెల: 0—15 న.పై. పోస్టేజి: అదనం. ప్రతులకు: విశాలాంధ్ర ప్రచురణాలయం, ఏలూరురోడ్—2.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808463

ANDHRA PRABHA, VIJAYAWADA.

మీ అందం, ఆనందం ఇనుమడింపచేయు
అన్ని రకములయిన వస్త్రములకు
మాజేటి రామమోహనరావు,
వస్త్ర వ్యాపారులు. మెయిన్ బజారు.
ఫోన్: 322. విజయవాడ-1.

నీటిలో పయనించే రాకెట్

..., ఫిబ్రవరి 18:—

సుమారు రెండువేల మైళ్ళ దూరంలోవున్న జలాంతర్గాములను కూడా ముంచివేయగల రాకెట్లు స్వీడిష్ నౌకాదళాలలోని కొత్త యుద్ధనౌకలకు ఫ్రిగేట్ నౌకలకు అమర్చబడుతున్నవని ఒక నౌకాశాఖాధికారి నేడు ఇక్కడ పేర్కొన్నారు. ఎలెక్ట్రానిక్ చోదితమైన ఈ రాకెట్ జలాంతర్గామికి 20 అడుగుల దూరంలో పేలినప్పటికీ దానిలో రంధ్రంవేసి ముంచివేయగలదట.

సంపుటి: 26 సంచిక: 48 ★ విజయవాడ 19-2-1961 ఆదివారం ★ 10 పేజీలు వెల: 13 నయాపైసలు

నాగరాష్ట్ర తాత్కాలిక పరిపాలనా మండలి ప్రారంభోత్సవం

నాగ ప్రజల శ్రేయోభివృద్ధికి ఈ నూతన పరిణామం మార్గం కావాలని శ్రీ నెహ్రూ సందేశం

—: x :—

శాంతి స్థాపన తక్షణ ప్రధాన కర్తవ్యమని ప్రారంభోపన్యాసంలో జనరల్ శ్రీనగేశ్ ఉద్బోధ

—: x :—

తిరుగుబాటుదారులు దౌర్జన్యాన్ని వీడి నూతన రాష్ట్ర నిర్వహణలో సహకరించాలని డాక్టర్ అవో విజ్ఞప్తి

కొహిమా, ఫిబ్రవరి 18:—

42 మంది సభ్యులుగల తాత్కాలిక పాలకమండలి నేడిక్కడ నాగ పర్వతప్రాంతంలోని వివిధ భాగాలనుంచి వచ్చిన 8 వేల మంది సమక్షంలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండగలమని ప్రమాణం చేయటంతో ప్రాంతంలోని 16 కొండజాతుల ప్రజలు సాంఘికంగా, రాజకీయంగా సమైక్యజీవనం సాగించటానికి నాగప్రజలు మార్గం వేసినవారైనారు.

ఆ తర్వాత అస్సాం గవర్నర్ భారతరాజ్యాంగం రీత్యా వారిచేత ప్రమాణాలు చేయించారు. పరిపాలనా మండలిలోని 5 గురిలో కొందరు ప్రభుత్వోద్యోగులు కావటం చేత ఆ మండలి వేదు ప్రమాణ స్వీకారం చేసే వీలులేకపోయింది.

గవర్నర్ ప్రారంభోపన్యాసం పూర్తికాగానే భారతవైమానదళానికి చెందిన జెట్ విమానాలు ఆకాశంపై విహరించినవి.

అస్సాం గవర్నర్ తన ఉపన్యాసంలో ఇలా అన్నారు: "మన ప్రధాన కర్తవ్యం శాంతియుత పరిస్థితులను పునస్థాపించటం. ఈ కృషిలో మీ యందరి సంపూర్ణ సహకారం ఉండగలదని విశ్వసిస్తున్నాను. ఉండాలని కోరుతున్నాను. "గత కొద్ది సంవత్సరాలు నాగ పర్వత ప్రాంతాల ప్రజలకు, అధికారులకు కూడ చాల బాధ, ఆతత, చిక్కులు కలిగించినవి. నాగ ప్రజలు శాంతియుత పరిస్థితులను తిరిగి నెలకొల్పాలని తీవ్రంగా వాంఛిస్తున్నారని నాకు తెలుసు. శాంతి ఏర్పడితే వీరు తమవిధులను శాంతంగా, ప్రశాంతంగా నిర్వహించుకొంటూ తమ శక్తియుక్తులను నిర్మాణాత్మకంగా వినియోగించుకొనగలరు."

గతాన్ని విస్మరించి, నూతనజీవితం ప్రారంభించి ప్రభుత్వము ప్రజలు ఒకటిగా వ్యవహరిస్తూ గత కొద్ది సంవత్సరాలుగా బాధలకు, ద్వేషాలకు స్థానంగా ఉన్న, అంధకారబంధురమైన ఈ నాగ పర్వత ప్రాంతాలలోకి నూతన కాంతిని సౌఖ్యాన్ని తీసికొనిరావటమే ఈ కొత్త ఏర్పాటు ఆశయమని జనరల్ శ్రీ నగేశ్ వక్కాణించారు. నాగ ప్రాంతం శ్రేయస్సుదృష్ట్యా తాత్కాలిక కోర్కెలు, దేశాలను అధిగమించి భారతపౌరులతో సమైక్యంకావటానికి కృతనిశ్చయులు కావలసినదిగా నాగప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నానని ఆయన అన్నారు. అలా చేస్తే భారతదేశ స్వాతంత్ర్యం కేవలం రాజ్యాంగసిద్ధాంతంగా మాత్రమే కాక ప్రజలమధ్య సజీవంగా, వాస్తవరూపం ధరించి దర్శనమీయగలదని అస్సాం గవర్నర్ అభిభాషించారు.

నాగ ప్రజాపరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ ఇకొంగ్సిబా అవో అంతకుముందు గవర్నర్‌కు, తాత్కాలిక పరిపాలనా మండలి సభ్యులకు, 16 జాతుల నుంచి వచ్చిన దాదాపు రెండు వేల మంది ప్రతినిధులకు, ప్రేక్షకులకు స్వాగతం చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న తిరుగుబాటు దారులు దౌర్జన్య మార్గాలను విసర్జించాలని ఈసందర్భంలో ఆయన విజ్ఞప్తి చేశారు. నాగ ప్రజలు ప్రజలుగా మనగలగటానికి ఇదొక్కటే మార్గమని డాక్టర్ అవో అన్నారు.

తన స్వాగతోపన్యాసంలో ఆయన ఇంకా ఇలా అన్నారు: "మన ప్రాంతంలో శాంతిని, మామూలు పరిస్థితులను తిరిగి నెలకొల్పటం మన ప్రధాన బాధ్యత; ఆతర్వాత భారతప్రభుత్వము నాగప్రజాపరిషత్తు ఆమోదించిన 16 సూత్రాల ఒప్పందాన్ని అమలుపరచటం మన ప్రథమ కర్తవ్యం (ఈ 16 సూత్రాల ఒడంబడికలో 'నాగప్రాంతం' ఏర్పాటుకు అంగీకారమున్నది).

డాక్టర్ ఫిజో నాయకత్వాన నాగ జాతీయ మండలి గత ఆరు సంవత్సరాలుగా రక్తపాతాలకు, గ్రామాలు దగ్ధం చేయటానికి కారణమైనదని డాక్టర్ అవో విమర్శించారు. ఏమైనా వారు కూడ ఇప్పుడు తమతో సహకరించాలనీ, వివిధ జాతులకు చెందిన నాగప్రజలలో అత్యధికసంఖ్యాకుల అంగీకారంతో ఏర్పడబోతున్న నాగరాష్ట్ర నిర్వహణలో వారుకూడ నేరుగా పాల్గొనాలని డాక్టర్ అవో వారిని ఆహ్వానించారు.

'ప్రజల స్వపరిపాలనే మా విధానం'

ప్రధాని నెహ్రూ సందేశం

నాగప్రాంతం తాత్కాలిక పరిపాలనా మండలి ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ నేడొక సందేశం పంపుతూ నాగప్రాంతంలోని ఈకొత్తపరిణామాలు ప్రజల శ్రేయోభివృద్ధులకు తోడ్పడి విచ్ఛిన్నకర చర్యలను అంతమొందించగలవని ఆశిస్తున్నానని అన్నారు.

నాగప్రాంతానికి ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటు చేయటానికి వీలు కలిగిస్తున్న '1961వ సంవత్సరపు నాగ రెగ్యులేషన్' ప్రకారం ఈ తాత్కాలిక పరిపాలనా మండలి ఏర్పాటైంది.

శ్రీ నెహ్రూ తమ సందేశంలో ఇలా అన్నారు: "నాగప్రాంతంలో గవర్నర్ నేడు ప్రారంభోత్సవం చేస్తున్న తాత్కాలికమండలికి నా హృదయపూర్వకస్వాగతం. నాగ ప్రాంతం పరిపాలనలో గవర్నర్‌కు సహాయ సలహాలను ఇయ్యగల పరిపాలనా మండలి సభ్యులకు కూడ నా స్వాగతం. పార్లమెంటు ఆమోదించిన ... అమలుచేయటంలో ఇది మొదటి అడుగు. ... తమ ప్రాంతాల పరిపాలన విషయంలో ..."

(మిగతా 2 వ పేజీలో)

హంగరీలో ఒక స్కూలులోని విద్యార్థులు, ఫుట్‌బాల్ ఆట పోటీలలో పాల్గొనడానికి కయిరోకు వెడుతున్న ఆల్బర్ట్ ద్వారా, కీర్తిశేషుడైన శ్రీ పాట్రిస్ లుముంబా బిడ్డలకు బహుమతులను పంపుతున్న దృశ్యం. శ్రీ లుముంబా బిడ్డలు కయిరోలో చదువుకుంటున్నారు.

వేడినీటిలో వర్ధిల్లే వింత మొక్క

హాంఫిర్, ఫిబ్రవరి 18:—

ఇక్కడకు సమీపంలోని థీంబంక్ ఆరణ్యంలోగల ఉష్ణజల ప్రవాహంలో "ఫర్ ఈడియం" అనే ఒక అపూర్వమైన జాతి మొక్కలు పెరుగుతున్నట్లు కనుగొనబడింది. ఈ ప్రవాహంలోని నీటి ఉష్ణోగ్రత 80 ఫారెన్‌హీట్ డిగ్రీలు వుంటుంది. ఇంతటి వేడినీళ్లలో వర్ధిల్లే మొక్క మొత్తం ప్రపంచంలో ఇది ఒక్కటే కలదని అంటున్నారు.

కిందటి వారంలో ఈ అడవిలోనికి పరిశోధనలకై వచ్చిన ఒక వృక్షశాస్త్రజ్ఞుల బృందం వీపుగా ఎదుగుతున్న ఈ మొక్కలను కనుగొన్నారు.

అంగోలాలో అరెస్టులు

లిస్బన్, ఫిబ్రవరి 18:—

అంగోలా రాజధానియైన లువాండా నగరంలో పోలీసు అధికారులపైన, జైలుపైన దాడి జరిపిన ఆఫ్రికనులు చాలామందిని అరెస్టు చేసినట్లు పోర్చుగీసు వార్తాసంస్థ గతరాత్రి ప్రకటించింది.

స్వయం సమృద్ధికి ఆహార ధాన్యాల అధికోత్పత్తి

—: x :—

జనాభా పెరుగుదలదృష్ట్యా అత్యవసరమని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ఉద్బోధ

హైదరాబాద్ జనవరి 18:—

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నేడిచ్చట ప్రపంచ విత్తన వత్సర దినోత్సవాన్ని ప్రారంభిస్తూ భారతదేశపు వరి పండుతున్న ప్రాంతంలో దామాషాను నూటికి 15 వంతుల ప్రాంతం మేలురకం విత్తనాలు ఉపయోగిస్తూ వుండగా, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ శాతం 60 వంతులని ఇది నిజంగా ముదావహమైన విషయమని, ఆహారధాన్యాల స్వయంసమృద్ధిని సాధించడానికి మనం అధిక పంటలను పండించాలని ఉద్బోధించారు.

రైతులు హెచ్చుపంటలు పండించడానికి సిద్ధపడినట్లే వాటిని వినియోగించుకుంటున్నవారు, రైతులకు న్యాయమైన ధరలు లభించగలవనే భరవాసా ఇవ్వాలని ఆయన అన్నారు.

అన్నదాత అయిన రైతుకు ఇలాంటి హామీ ఇచ్చినపుడే దేశ సిరిసంపదలు పెంపొందగలవని శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు. దేశంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడంవినా, గత్యంతరంలేదని ఆయన అన్నారు.

వ్యవసాయ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వం నెలకొల్పిన కొన్ని విత్తనాల క్షేత్రాలు, నష్టంమీద నడుస్తున్నవని అంగీకరించారు. జిల్లాల ప్రాతిపదికపై వాటిని ఏర్పర్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకొన్నదని, ఆయన తెలియ చేశారు. సస్యాయులు చాలినంత లేనందువల్ల వ్యవసాయదారులకు రసాయనిక ఎరువులు బండ్ల స్పైరులు సరిగా అందించలేకపోతున్నామని ఈ కష్టం తృతీయ ప్రణాళికా కాలంలో తీరిపోగలదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో నూటికి 60 వంతుల ప్రాంతంలో మేలురకం విత్తనాలు జల్లుతున్నారని; ఈ విస్తీర్ణం యింకా హెచ్చుడానికి అవకాశం కలదని వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ విశ్వనాథరెడ్డి తెలియ చేశారు.

ద్వితీయ ప్రణాళిక ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయోత్పత్తి 70.64 లక్షలటన్నులు కాగలదని తృతీయ ప్రణాళికా కాలంలో 24.04 లక్షల టన్నుల ధాన్యాల అధికంగా పండగలవని ఆయన ఎరుకపరిచారు.

వాషింగ్‌టన్, ఫిబ్రవరి 18:—

కాటంగా ప్రభుత్వానికి ఫ్రాన్సులో తయారయిన జెట్ ట్రైనింగ్ విమానాలను సరఫరా చేయుచుపట్ల అమెరికా విదేశాంగశాఖ నేడు ఆందోళన ప్రకటించింది.

ఇంతవరకు కాటంగాకు నాలుగు విమానాలు సరఫరా అయినట్లు తెలిసినదని అమెరికా ప్రకటించింది.

బాబూజీ



"మన పిల్లలకి ప్రపంచ ఆరోగ్య సమితినుంచి విటమిన్ల మాత్రలను సంపాదించలేరూ?"

కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ సమావేశం

జబల్‌పూర్ సంఘటనలపై చర్చ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18:—

జబల్‌పూర్‌లో ఇటీవల జరిగిన మతకలహాల వల్ల ఏర్పడిన పరిస్థితిని గురించి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ మూడు గంటలపాటు నేడు చర్చించింది. ఈ సంఘటనలపట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ జబల్‌పూర్ సంఘటనలపై విచారణ జరపవలసిందని వర్కింగు కమిటీ సూచించినట్లు తెలుస్తున్నది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ కట్జూ సమావేశంలో ప్రత్యేకాహ్వానంపై పాల్గొన్నారు.

రేపు తిరిగి సమావేశమై జబల్పూర్ సంఘటనపై ఆందోళనను వెల్లడిస్తూ తీర్మానాన్ని వర్కింగ్ కమిటీ ఆమోదించగలదని తెలుస్తున్నది.

కాంగో సమస్యపైన కూడా వర్కింగ్ కమిటీ మరొక తీర్మానాన్ని ఆమోదించవచ్చని తెలుస్తున్నది.

వచ్చే జనరల్ ఎన్నికలలో అభ్యర్థులను ఎన్నుకొనే విషయమై చర్చించారు. రాష్ట్ర అసెంబ్లీలలోను, పార్లమెంటులోని సభ్యులలో మూడవ వంతు మేరకు విరమించి కొత్తవారికి స్థానం యివ్వాలని కాంగ్రెస్ హైకమాండు నిశ్చయించినట్లు తెలుస్తున్నది.

1962 కాంగ్రెసు మహాసభ

బీహారులో జరపడానికి నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18:—

1962 లో కాంగ్రెసు మహాసభను బీహార్ రాష్ట్రంలో జరపడానికి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిశ్చయించింది. వచ్చే ఏ. ఐ. సి. సి. సమావేశం దుర్గాపూర్‌లో మేనెలలో జరుగుతుంది. సెప్టెంబరులో మద్రాసులో జరిగే ఏ. ఐ. సి. సి. సమావేశంలో ఎన్నికల ప్రణాళికను ఆమోదిస్తారు.

తాజా వార్తలు

[3 వ పేజీలో]

లావోస్‌లో శాంతి స్థాపనకు ప్రెసిడెంట్ కెన్నెడీ కొత్త పథకం

—24 గంటలలో ప్రకటన సంభవం

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) వాషింగ్టన్, ఫిబ్రవరి 18:—

లావోస్ స్వాతంత్ర్య ప్రతిపత్తికీ, తటస్థ విధానానికి అంతర్జాతీయ రక్షణ. హామీలను కల్పిస్తూ, వెంటనే అంతర్యుద్ధానికి స్వస్తి చెప్పించడానికి ప్రెసిడెంట్ కెన్నెడీ 24 గంటల లోపల కొన్ని చర్యలు తీసికొన గలరని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

మిత్రరాజ్యాలతోను, తటస్థదేశాల ప్రభుత్వాలతోను సంప్రతింపులు జరిపిన పిమ్మట ప్రెసిడెంట్ కెన్నెడీ లావోస్‌పట్ల నూతన విధానాన్ని అనుసరించడానికి నిశ్చయించుకొన్నారు. లావోస్‌రాజు సావంగ్‌వర్ధన కూడా అమెరికా వైఖరిని ఆమోదించారని తెలుస్తున్నది.

అయితే అమెరికా ముందుగా తన పథకాన్ని రష్యాకు సమర్పించవలసి ఉంటుంది. అప్పుడే లావోస్ ప్రతిపత్తి విషయంలో తగుహామీలు, రక్షణలు కల్పించడానికి సాధ్యమవుతుంది.

కెన్నెడీ సమర్పించనున్న పథకంలో ఈ క్రింది ప్రధానాంశాలు ఉండగలవని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

లావోస్ ప్రభుత్వాన్ని బహిష్కరించిన మాజీ ప్రధాని సౌవన్నఫౌమా వంటి తటస్థ రాజకీయ వేత్తలు, ఇతర అతివాద వర్గాలకు స్థానంకల్పిస్తూ తమదేశం తటస్థంగా ఉండగలదని లావోస్ రాజు ప్రకటించాలి.

అయితే లావోస్ ప్రభుత్వంలో కమ్యూనిస్టులకు స్థానం ఉండదు. కాని వారందరికీ జాతీయ శాసనసభలో పాల్గొనేఅవకాశం కల్పిస్తారు. కమ్యూనిస్టులపై ఎలాంటి శిక్షలు విధించకుండా రాజు రక్షణ కల్పించాలి.

అంతర్యుద్ధానికి స్వస్తి చెప్పించడానికి విదేశాల సహకారాన్ని పొందగలనని లావోస్‌రాజు తిరిగి ప్రకటించాలి.

పోలెండు, కెనడా, ఇండియా దేశాల ప్రతినిధులతో కూడిన వెనుకటి అంతర్జాతీయ పర్యవేక్షక సంఘాన్ని లావోస్‌కు పంపాలని బ్రిటన్ చేసిన సూచనను రష్యా తిరస్కరించే పక్షంలో, మలయా, కంబోడియా, బర్మా ప్రతినిధులతో కూడిన మరొక సంఘాన్ని పంపాలని సూచన చేసే అవకాశం కలదని తెలుస్తున్నది.

లుముంబా హత్యకు కరాచీ విద్యార్థుల నిరసన

కరాచీ, ఫిబ్రవరి 18:—

కాంగో తొలి ప్రధాని ప్యాట్రిస్ లుముంబా హత్యకు నిరసనగా రెండవరోజుకూడా సమితి కార్యాలయం ముందు 500 మంది కరాచీ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు జరిపారు. "హామర్ షెల్డ్ — లుముంబా హంతకుడు" "హామర్‌షెల్డ్‌ను తొలగించాలి." అని నినాదాలిచ్చారు.

పాకిస్తాన్‌లో సైనిక ప్రభుత్వం నెలకొన్న తరువాత "సామ్రాజ్య వాదులు నశించాలి"— ఇలాంటి నినాదాలతో పూరేగింపులు జరుగడం యిదే మొదటిసారి. ప్రదర్శనలు జరుగుతుండగా పోలీసు ఉద్యోగులు జోక్యం కలిగించుకోలేదు.

శుక్రగ్రహానికి రష్యా రాకెట్

శ్రీ నెహ్రూ ప్రశంస

మాస్కో, ఫిబ్రవరి 18:—

భారత ప్రధాని శ్రీ నెహ్రూ నిన్న సోవియట్ ప్రధాని శ్రీ క్రుశ్చేవ్‌కు ఒక అభినందనసందేశం పంపుతూ శుక్రగ్రహానికి రష్యా రాకెట్ ప్రయోగించటం 'మహత్తరమైన విజయం' గా పేర్కొన్న వచ్చునని ప్రశంసించినట్లు సోవియట్ న్యూస్ ఏజన్సీ 'టాస్' అన్నది.

సరిహద్దు వివాదంపై కమ్యూనిస్టుపార్టీ వైఖరి

—: x :—

కాశ్మీర్, భూటాన్, సిక్కింల విషయంలో చైనాతో సంప్రతింపులు జరపడానికి ఒక్క ఇండియాకు మాత్రమే అధికారం కలదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18:—

చైనా—భారతప్రభుత్వాలు రాజకీయ ప్రాతిపదికపై ప్రత్యక్షంగా సంప్రతింపులు ప్రారంభించడంవల్ల మాత్రమే, చైనా-భారత సరిహద్దు వివాదం పరిష్కారం కాగలదని, కనుక, ఎదురుకాబోయే ఇబ్బందులను అధిగమించి సంతృప్తికరమైన ఒడంబడిక కుదుర్చుకొందుకు ఉభయదేశాలు ప్రయత్నించాలని నేడు భారత కమ్యూనిస్టుపార్టీ, జాతీయమండలి తన తీర్మానంలో స్పష్టీకరించింది.

జమ్మూ—కాశ్మీర్ సరిహద్దుకు చెందిన ఏ ప్రాంతంగురించి అయినా, ఏదేశంతోనైనా, ఏ సమస్య పైన అయినా, సంప్రతించడానికి, ఒక్క భారత దేశానికి మాత్రమే హక్కు కలదని, కమ్యూనిస్టు పార్టీ జాతీయమండలి తన తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నది. పాకిస్తాన్ ఆక్రమించినజమ్మూ—కాశ్మీర్ భాగంగురించికూడా సంప్రతించడానికి ఒక్క భారత దేశానికి మాత్రమే అధికారం కలదని అది నొక్కి వక్కాణించింది.

సిక్కిం—భూటాన్ ఉత్తర సరిహద్దుల సమస్యలపై సంప్రతింపులన్నివి ఒక్క భారత ప్రభుత్వం ద్వారానే జరగవలసి వుంటుందని, ఇదే భూటాన్ ప్రభుత్వం కోరిక అని, కమ్యూనిస్టు పార్టీ జాతీయమండలి తన తీర్మానంలో ఖండితంగా పేర్కొన్నది.

మనదేశ పశ్చిమ ప్రాంతంలో సంప్రదాయ సిద్ధంగా వుంటున్న సరిహద్దులను, తూర్పు ప్రాంతంలో మెక్‌మోహన్ రేఖను ఆచరణలో వున్న సరిహద్దులుగా కమ్యూనిస్టు పార్టీ పరిగణిస్తున్నట్లు జాతీయ మండలి తన తీర్మానంలో స్పష్టీకరించింది.

భారత చైనా ప్రభుత్వ ఉన్నతోద్యోగులు సరిహద్దు సమస్యపై ఒక ఏకాభిప్రాయానికి రాజాలక, విభిన్నాభిప్రాయాలు ప్రకటించినందుకు జాతీయ మండలి తన విచారాన్ని వెలిబుచ్చింది.

ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గం రద్దు సమస్య

కొందరి కాంగ్రెస్‌వాదుల వైఖరి

భువనేశ్వర్, ఫిబ్రవరి 18:—

ఒరిస్సాలో ప్రస్తుత గణతంత్ర—కాంగ్రెసు మిశ్రమ మంత్రివర్గం రద్దుచేసి కేవలంకాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే, శాసనసభలో కాంగ్రెస్ శాసన సభాపార్టీ నుంచి రాజీనామా చేయడానికి అనుమతించవలసినదిగా కోరుతూ నేడు 16 గురు కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు, కాంగ్రెస్ అధ్యక్షులకు సంయుక్తంగా ఒకలేఖ వ్రాశారు. ఒరిస్సా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా శ్రీ విజయానంద పట్నాయక్ ఎన్నిక అయిన తరువాత, రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనే పూనిక ప్రారంభమైనదని, అసెంబ్లీ పార్టీ నాయకునికి తెలియకుండానే, ఈమేరకు కాంగ్రెస్ సభ్యుల సంతకాల సేకరణ ప్రారంభమైనదని, కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం, మిశ్రమ మంత్రివర్గాన్ని రద్దు చేయడం ప్రస్తుత పరిస్థితులలో సరికాదని వీరు తమ లేఖలో వివరించారు.

హైద్రాబాద్ కార్పొరేషన్ పరిపాలన

శ్రీ సి. నరసింహంచేసిన సిఫారసులపై త్వరలో ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 18:—

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిపాలనాసమర్థతతో నడపడానికి, ఆర్థికరంగంలో పొదుపు సమకూర్చడానికి శ్రీ సి. నరసింహం చేసిన సిఫారసులపై త్వరలో ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తుంది.

శ్రీ సి. నరసింహం ప్రణాళికాశాఖ కార్యదర్శి, మద్రాసు నగరం మాజీ కమిషనర్. వీరు నివేదికను దాదాపు మూడు సంవత్సరముల క్రిందట సమర్పించారు. కాని తెలంగాణా ప్రాంతీయ సంఘం అభిప్రాయంకోసం ఇంతవరకు ప్రభుత్వం వేచి ఉంది. ప్రాంతీయ సంఘం అభిప్రాయాన్ని ఇటీవల ప్రభుత్వానికి అందచేసిందని తెలిసింది.

త్రివేండ్రమ్, ఫిబ్రవరి 18:—

దివాలాతీసిన పాలై బ్యాంకుకు చెందిన ఇద్దరు డైరక్టర్లు కేరళ ప్రభుత్వ మంత్రులను ఆందరను కలుసుకొని బ్యాంకును పునరుద్ధరించి, ఇతర బ్యాంకుతో కలిపివేయడానికిగల అవకాశాలు గురించి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీల గుర్తింపు సమస్యపై ఎన్నికల కమిషనుచే రెండు ప్రధాన నిర్ణయాల ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18:—

రానున్న సాధారణ ఎన్నికల విషయంలో అవలంబించ బడనున్న పద్ధతులనుగురించి ఎన్నికల కమిషన్ కావించిన ప్రధాన అధికార నిర్ణయాలు రెండింటిని, నేడు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు.

ఎన్నికల కమిషనర్ నేడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రత్యేక సమావేశంలో ప్రకటించిన ప్రధాన అధికార నిర్ణయాలు ఇవి: (అ) క్రిందటి సాధారణ ఎన్నికలలో పోటీచేసి మొత్తంపోలు అయిన ఓట్లలో నూటికి మూడువంతులు ఓట్లను తెచ్చుకొన్న పార్టీలను మాత్రమేగుర్తించి వాటికి ఎన్నిక చిహ్నములు యివ్వబడతాయి. (ఆ) ఈసారి జరుగనున్న సాధారణ ఎన్నికలలో ఓటరుకు రెండేసి బ్యాలటుపేపర్లు ఇస్తారు. ఇందులో ఒక బ్యాలటుపేపరు రాష్ట్ర శాసన సభకు, ఇంకొకటి పార్లమెంటుకు ఓటరు వినియోగించుకొంటాడు. ఈ రెండు బ్యాలటు పేపర్లు వేర్వేరు రంగులలో వుంటాయి. ఇందువల్ల ఓటరు తబ్బిబ్బుపడి, ఒక పెట్టెలో వేయవలసిన ఓటు ఇంకొకపెట్టెలో వేయకుండా సరిగా తన ఓటుహక్కును వినియోగించుకోగలుగుతాడు.

రానున్న ఎన్నికలలో కొత్త పార్టీలను గుర్తింపచేయడానికి ఆచార్య రంగా ప్రయత్నించి విఫలమైనారని తెలియవస్తున్నది. ఈ విషయంపై, నేటి సమావేశంలో చర్చలు జరిగాయికాని, నూతన పార్టీల స్థాయిని గుర్తించడానికి ఏసూత్రాన్ని ప్రామాణికంగా అంగీకరించాలో నిరాకరణకాలేదు.

ఇంతవరకు అఖిల భారతదేశ స్థాయిని, కాంగ్రెస్, ప్రజాసోషలిస్టుపార్టీ, కమ్యూనిస్టు పార్టీ, జనసంఘములు గుర్తింపబడిన పార్టీలుగా పరిగణింపబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో, పీపుల్సు డెమొక్రటిక్ పార్టీ, ప్రజాపార్టీ, పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీలు రాష్ట్రపార్టీలుగా గుర్తింపబడ్డాయి.

7 గురితో బీహారు కొత్త మంత్రివర్గం

—: x :—

పండిట్ బినోదానంద్‌ఝూ నాయకత్వాన రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం

పాట్నా, ఫిబ్రవరి 18:—

పండిట్ బినోదానంద ఝూ నాయకత్వాన బీహార్ కొత్త మంత్రివర్గం 7గురు సభ్యులతో నేటి ఉదయం రాజభవన్‌లో ప్రమాణ స్వీకారం చేసింది.

బీహార్ గవర్నరు డాక్టర్ జకీర్ హుసేన్ ఈ ప్రమాణాలు చేయించారు. ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎస్. కె. మజుందార్ అంతకుముందు అపాయింట్‌మెంట్ వారంటును చదివారు.

నేడు ప్రమాణ స్వీకారం చేసిన 7 గురు మంత్రుల పేరులు ఇవి: పండిట్ బినోదానంద ఝూ, శ్రీ దీప్‌నారాయణ్‌సింగ్, శ్రీ ఖోరాపప్వాన్, శ్రీ బీర్‌చంద్ పటేల్, శ్రీ సత్యేంద్ర నారాయణ సిన్హా, శ్రీ జఫర్ ఇమాం, శ్రీ రామ్‌ప్రకాశ్‌లాల్.

INCO'S Statesman easy flow FOUNTAINPEN INK
Sponsored by Ind. & Com. Govt. of A. P.

ఆంధ్రప్రభుత్వ ఆధిపత్యమున శాస్త్రోక్తముగా తయారైన
"స్టేట్స్‌మన్"
సిరాపై మీరు వెచ్చించే ప్రతిపైసా నిరుద్యోగ నిర్మూలనకై తోడ్పడుతున్నందుకు గర్వించండి. బహుమతుల తేదీ 1961 మార్చి 26 వ తేదీ వరకు పొడిగించబడింది. అవకాశము జారవిడువకండి.
డిస్ట్రిబ్యూటర్లు: స్వాకో జనరల్ ఏజన్సీస్.
విజయవాడ.

అంబికా జవ్వాజి బత్తి.
క్యూటీకురా సెంటు. మనోహరం సెంటు. కట్టవేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు రిజిష్టర్డు, ఏలూరు. ఆంధ్రప్రదేశ్

ఎవరుకు లయగులు ఎవికిసోకుండా చూచుకొంటారు కూడా
పెనామా బనియన్లు
పెనామా హొజరీస్ తిరుప్పూర్

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

కేంద్ర మరియు మైసూరు సర్కారుల ఉత్తర్వు ప్రకారము జరిగే జనాభా సేకరణలో వీరశైవు లందరూ, తమ ధర్మమును 'లింగాయత్' కాక 'వీరశైవ' అని మాత్రమే వ్రాయించవలెను. మీ తెగలుగాని వృత్తులుగాని వ్రాయవద్దు.

అ. భా. శివానుభవ సంస్థ, శ్రీ మురుఘా మఠ, ధార్వాడ.

కంటిపరీక్ష యంత్రము

కంటిచూపు దోషము పరీక్ష చేయు యంత్రం వల్ల, మీ కండ్ల చూపు చాలా బాగుగా పరీక్ష చేసి శుద్ధమైన, కంటి అద్దములను అమర్చబడును.

ఆంగ్లో అమెరికన్ ఆప్టికల్ కంపెని, 68, కమర్షియల్ వీధి, బెంగుళూరు—1.

వైద్యము

దీర్ఘరోగములకు నమ్మకమైన చికిత్సకు అర్జున్ (ప్రొడక్ట్సు), పొత్తూరి వారి తోట, గుంటూరు—1. మీరు పరీక్షకు సహాయం లేకుండానే వాడి పరీక్షలో వ్యాధి నిర్ణయింతురు. వ్యాటావులు ఉచితం.

వంటవారు కావలెను

ఆరవము, తెలుగు, బొంబాయి, మళయాళీ పద్ధతిలో రుచికరమైన వంటలు, అన్నిరకముల భోజనములు చేయడానికి ప్రాక్టికల్ తర్ఫీదు పొందుటకు వెంటనే వ్రాయండి. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి. కేటరింగు అండ్ హోటల్ మేనేజిమెంటు ట్రెయినింగు సెంటరు: నిర్వహణ: అకడమీ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్, మణిపాల్, దక్షిణకెనరా.

కావలెను

సేల్సుమెన్, సేల్సు ఆర్గనైజర్లు, ఎక్కౌంటెంట్లు యస్. యస్. యల్. సి. చదివి, జీతము లేక కమీషనుపై సేల్సుమెన్, సేల్సు ఆర్గనైజర్లుగానూ, బి. కాం. చదివిన వారు జీతముమీద ఎకౌంటెంట్లుగానూ పనిచేయుటకు వివరములతో దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఎం(గో)సెట్యూ క్యానింగ్ ఎంటర్ ప్రైజెస్, గాంధీనగరం, విజయవాడ—2

బహిరంగ వేలము ప్రకటన

... గన్నవరము పంచాయితీ

— తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట తాలూకా, ... గన్నవరము గ్రామ పంచాయితీ ఆఫీసువద్ద 25—2—1961 వ తేదీ మధ్యాహ్నము 2 గం. లకు రావిపాడు చెరువులో చేపలు పట్టుకొనే హక్కున్నూ మరియు 7—3—1961 వ తేదీ మధ్యాహ్నము 2 గం. లకు 1961—62 సంవత్సరమునకు వారపు సంత, రోజువారీ సంతలు మరియు బస్సు, బండ్ల స్టాండులు తాలూకు బాలు వసూలు చేసుకునే హక్కున్నూ ఈ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచే గాని శేక గారిచే అనుమతి పొందినవారిచే గాని బహిరంగ వేలము జరుపబడునని యిందు మూలముగా యావన్మందికి తెలియజేయడ మయినది. పూర్తి వివరములు ఆఫీసు పనిచేయు కాలమందు తెలుసుకొన వచ్చును.

(సం.) బి. సూర్యారావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

వేలం నోటీసు

చిత్తూరుజిల్లా పుత్తూరు పంచాయితీ

1961 వ సంవత్సరపు ఏప్రెలునెల 1 వ తేది మొదలు 1962 వ సంవత్సరము మార్చినెల 31 వ తేది వరకు చేరిన 1 సం. నకు (1—4—61 నుండి 1—3—62) పుత్తూరు పంచాయితీకి చెందిన దినసరి కూరగాయల మార్కెట్టు, బస్టాండు, బస్టాండు స్టాల్సు, బండ్లమిట్ట, స్లాటరు హవుసుపాట్లకు సుంకము వసూలు చేసికొను హక్కు, కుప్పతొట్టి తోలుటకు ఎఱువు మాత్రము పుత్తూరు పంచాయితీ ఆఫీసులో 1961 వ సం. ఫిబ్రవరి నెల 24 వ తేది శుక్రవారము మధ్యాహ్నము 2 గంటలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వారిచే బహిరంగముగా వేలము వేయబడును. వేలపు షరతులు సుంకమువసూలు నిబంధనలు మరియు ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో అడిగి తెలుసుకొన వచ్చును.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ పంచమి
1961 ఫిబ్రవరి 19, ఆదివారం
పంచమి రా 1—35 వరకు
రేవతి ఏ. 11—52 వరకు వర్జ్యం లేదు.

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 19, ఆదివారం

నాగావని నిర్మాణం

నాగావని నిర్మాణానికి పూర్వరంగంగా, నాగప్రాంతంలో ఇటీవల ఎన్నుకోబడిన తాత్కాలిక సంఘం విన్న కొహిమాలో సమావేశమై, నాగప్రజా సభాపతి డాక్టరు ఇన్‌కాంగ్లిబా అవోను అధ్యక్షునిగా వరించడంతోపాటు, అయిదుగురు సభ్యులలో ఒక కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకొన్నది. నాగప్రాంత వ్యవహారాల్లో అస్సాం గవర్నరుకు సలహాలిచ్చి తోడ్పడుతూ ఉండడం ఈ కార్య నిర్వాహక వర్గం పని. శాంతి భద్రతలు, కోశ వ్యవహారాలు,— వీటికి సంబంధించిన అధికార బాధ్యతలు మాత్రం పూర్తిగా గవర్నరువే.

నాగ ప్రాంతంలో తిరుగుబాటుదారులు కొందరు ఇంకా తమ దుశ్చేష్టలు విరమించవలెదన్న సంగతి లోక మెరిగినదే. నాగ ప్రాంతీయులలో అత్యధిక సంఖ్యాకులు డాక్టరు అవో నాయకత్వం ఆమోదించి భారత దేశంలో అంతర్భాగంగా నాగ ప్రాంత భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని అభిలషిస్తూఉన్నా, ఈ తిరుగుబాటుదారులు మాత్రం ఇంకా స్వతంత్ర రాజ్యస్థాపననే కోరుతూ దౌర్జన్యకృత్యాలు కొనసాగిస్తున్నారు. వీరిని అదుపులోనికి తెచ్చి శాంతి భద్రతలు నెలకొల్పవలసిన బాధ్యతను భారత ప్రభుత్వం త్వరితగతిని నిర్వర్తించవలసి ఉన్నది.

మొన్నటి ఎన్నికల సందర్భంలో డాక్టరు అవో నాగ జాతీయులలోని అన్ని తెగలవారినీ కూడగట్టుకొని రావడానికి ఎంతో ప్రయత్నించాడు. అది చాలవరకు ఫలించింది కూడా. తీవ్రవాదు లనబడే అంగామీ శాఖవారు సైతం ఎన్నికలలో పాల్గొని ప్రతినిధుల నెన్నుకొన్నారు. తిరుగుబాటు అంతరించినట్టే అనిపించింది. కాని ఇంతలోనే కొంద రచ్చటచ్చట మరల చెలరేగి కల్లోల పరిస్థితులు కల్పించ మొదలుపెట్టారు.

డాక్టరు అవో వీరికి ప్రత్యేకంగా నచ్చజెప్పడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు. కాని వీరు కుటిలవృత్తితో వంచనకుకూడా సిద్ధపడడంతో, వీరి నిక ప్రతిమాలి ప్రయోజనంలేదని అతడు నిర్ధారణచేసుకోక తప్పిందికాదు. సామమార్గం వదలి దండనీతినే అవలంబించడం అనివార్యమయింది.

భారతప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం, నాగావని ప్రత్యేక పాలితప్రాంతంగా ఉంటుంది. నాగజాతీయులు తామెన్నుకొన్న ప్రతినిధులద్వారా తమ వ్యవహారాలను చక్కదిద్దుకోవచ్చు. బయటివారి జోక్యం అందు ఏమాత్రమూ ఉండదు. దేశమంతటా పంచాయతీ రాజ్య స్థాపన జరగాలని కోరే భారత ప్రభుత్వం నాగావనిలో నాగ జాతీయులకు అట్టి స్వపరిపాలనాధికారాలు అనుమతించడంలో విడ్డూరమేమీ లేదు.

ప్రధాని నెహ్రూ తన సందేశంలో సూచించినట్టు, నాగజాతీయులు తమ సంస్కృతి సంప్రదాయానుసారంగా తమ అభివృద్ధిని తాము సాధించుకోడమే భారత ప్రభుత్వాభీష్టం. ఆ సంస్కృతి సంప్రదాయాలను భగ్నపరచే ప్రయత్నం జరగబోదని నెహ్రూ ప్రధాని అభయ హస్తమిస్తూ ఉన్నప్పుడు, ఇక వారు ఎట్టి భయసంకోచాలూ పొందవలసిన పని లేదు. బయటివారి జోక్యం లేకపోవడంతో పాటు, తమ వ్యవహారాలు తామే చక్కపెట్టుకొను అవకాశంకూడా ప్రత్యేక నాగావని నిర్మాణం వలన నాగజాతీయులకు లభిస్తూ ఉన్నది. భారత ప్రభుత్వపు రక్షణక్రింద బాహ్యశత్రుభయం లేకుండా, ప్రశాంతంగా తమ అభివృద్ధిని తాము సాధించుకోడంకంటే నిజంగా వారికి కావలసిం దేమున్నది?

పదహారు నాగజాతి శాఖల ప్రాతినిధ్యంతో ఏర్పడ్డ ఇప్పటి తాత్కాలిక సంస్థ పటుకుబడిచే త్వరలో నాగావనియందు శాంతి భద్రతలు నెలకొనగలవనీ, తమ సంస్కృతి సంప్రదాయానుసారంగా నాగ జాతీయులు భారత ప్రభుత్వ సహాయ సంపత్తులతో అభ్యుదయపరంపర నందుకోగలరనీ ఆశిస్తున్నాము. నాగాభ్యుదయం భారతాభ్యుదయంలో అంతర్భాగమే.

"శుభస్య శీఘ్రం"

తమ ఊరిలో కళాశాల స్థాపనకు చిత్తూరు పౌరముఖ్యులు నడుము బిగించడం ముదావహం.

జిల్లా కేంద్రస్థానమై ఉన్నత విద్యాభ్యాస సౌకర్యం లోపించిన పట్టణం కోస్తా, రాయలసీమ ప్రాంతమంతటిలో చిత్తూరుతప్ప మరొక్కటి లేదేమో!

విద్యావేత్తలకు శిరోభూషణమైన స్వర్గీయ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి, ప్రస్తుతం లోకసభకు అధ్యక్షులు శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ల వంటి సుప్రసిద్ధులకు జన్మస్థానమైన చిత్తూరు ఈనాటివరకు ఒక్క కళాశాలకైనా నోచుకొనక పోవడం విస్మయకారణమే!

నేడు చిత్తూరు పుర ప్రముఖులు సంకల్పించిన ఈ ప్రయత్నం ఇదివర కెన్నడో జరిగి వుండవలసింది. ప్రజలనుంచి కనీసం లక్షరూపాయలను సమకూర్చిన పక్షంలో చిత్తూరులో కళాశాల స్థాపనకు ప్రభుత్వం పూనుకొనగలదని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యగారు ఇటీవల చేసిన ప్రకటన పుర ప్రముఖులను ఇట్టి సదుద్యమానికి పురికొల్పడం, గత 16 తేదీ జరిగిన పురజనుల ప్రథమ సమావేశంలోనే సుమారు 30 వేల రూపాయల విరాళం వాగ్దానం చేయబడడం అభినందనీయం.

ముఖ్యమంత్రి సూచించిన మొత్తం స్వల్పమే కాబట్టి, ఎక్కువ కాలహరణం జరగకుండా సాధ్యమైనంత త్వరలోనే లక్ష రూపాయల నిధి సేకరణ పూర్తికాగలదనీ, ఆయన ప్రకటన మేరకు అచిరకాలంలో కళాశాల స్థాపన జరుగగలదనీ ఆశిస్తున్నాము.

(1 వ పేజీ తరువాయి)

ప్రజలలో స్వపరిపాలనను, స్వయంసహాయాన్ని అభివృద్ధి చేయుటమే ఎల్లప్పుడు మావిధానం. ముఖ్యంగా నాగ ప్రజలకు తమ ప్రత్యేక జీవిత విధానాలలో, తమ సాంఘిక సంస్కృతి సంప్రదాయాలలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని మేము పదేపదే హామీ ఇచ్చి ఉన్నాము.

నాగ పర్వత ప్రాంతం కమిషనర్ శ్రీ ఎం. రామున్ని తాత్కాలిక మండలికి ప్రారంభోత్సవం చేయవలసిందిగా గవర్నర్‌ను కోరుతూ నాగ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు గత మూడేళ్లలో సుంచి పునాదులు పడినవని చెప్పారు. అయితే శాంతిభద్రతల విషయంలో చేయవలసినది చాల ఉన్నదనీ, ఈ విషయంలో పరిపాలనకు సమీకరించవలసిన బాధ్యత తాత్కాలిక మండలికి కలదని ఆయన పేర్కొన్నారు.

(8వ కాలం తరువాయి)

కార్పొరేషనులోని మెజారిటీ వర్గంలో సుళ్ళిముటారు. నగరప్రజలు యిది గమనిస్తూ, పూరుకోవలసిందేకానీ చేయగలిగింది ఏమీ లేదు.

ఈ వారం వాతావరణం రీత్యానేకాక, అనేక రకాల అతిశీతలమయిన వారం. నగరజీవితం బద్ధకంగా అవులించి దేనికోసమో నిరీక్షిస్తూ, యీ లోపుగా నైమిత్తిక కార్యకలాపాలను నెరవేర్చుకుంటూ కాలక్షేపం చేసినవారం.

చిత్తూరులో కాలేజీ స్థాపనకు ప్రయత్నం

నిధి వసూలుకు కమిటీ యేర్పాటు

చిత్తూరు, ఫిబ్రవరి 18 :— చిత్తూరులో కళాశాల స్థాపనకు ప్రారంభంలో కనీసం ఒకలక్ష రూపాయలు వసూలు చేయడానికిగాను మొన్న శ్రీ కె. రామస్వామి అయ్యంగార్ అధ్యక్షతన ఇక్కడ చిత్తూరు పౌరుల సభ జరిగింది.

ఇటీవల చిత్తూరులో మాట్లాడుతూ కనీసం ఒకలక్ష రూపాయలు సమకూర్చ గలిగితే, రాబోయే జూన్ నాటికి ఇక్కడ కళాశాల స్థాపించగలమని ముఖ్యమంత్రి ప్రకటించటం జరిగింది. ఆ మాటను పురస్కరించుకునే ఈసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు అన్నివర్గాల వారు హాజరైనారు.

1954 ఆగస్టు ఒకటవ తేదీన ఏర్పాటైన చిత్తూరు కాలేజీకమిటీ అధ్యక్షుడు శ్రీ పి. వెంకటకృష్ణయ్య నాయుడు, జాయింట్ సెక్రెటరీ శ్రీ కె. సుబ్బరామయ్య చిత్తూరులో కాలేజీ స్థాపనకు ఎందుకు వీలుపడలేదో వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి చెప్పిన మాటనైనా వినియోగించు కోడానికి ప్రయత్నించి, మనలోటు లేకుండా చేసుకోవా లన్నారు.

శ్రీ రామస్వామి అయ్యంగార్ పాత కాలేజీ కమిటీని పునర్నిర్మించా లన్నారు.

లోకసభ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, జూన్ నాటికి కాలేజీ స్థాపనకు పూనుకోవాలని ఒక మిత్రునికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.

శ్రీయుతులు వి. కె. రాజగోపాల అయ్యంగార్ పి. నరసింహారెడ్డి, జి. కె. స్వామి, టి. కె. మునిస్వామిరెడ్డి గారలు చిత్తూరు కాలేజీ కమిటీని రిజిష్టరు చేయాలని సూచించారు.

సభలో 31 వేల రూపాయల విరాళాలు ఇవ్వడానికి వాగ్దానాలు చేశారు. చిత్తూరులో కాలేజీ స్థాపనకు సంసిద్ధతను వెల్లడించిన ముఖ్యమంత్రిని అభినందిస్తూ ఒక తీర్మానం చేశారు. పదిహేను రోజులలో ఒకలక్ష రూపాయలు వసూలు చేసేందుకు వీలుగా ఒక కాలేజీ నిధి వసూలు కమిటీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.

చిత్తూరు బి. ఎన్. కన్నన్ హైస్కూలు కరెస్పాండెంట్ — ఫౌండర్ శ్రీ బి. సుబ్రహ్మణ్య శెట్టి కాలేజీకి "కన్నన్ మెమోరియల్ గవర్నమెంటు కాలేజీ" అని పేరు పెట్టే పక్షంలో రు 20 వేలు రొక్కం, అన్ని ఆస్తులతో యావత్తు హైస్కూలు భవనం కాలేజీకి ఇవ్వడానికి తన సంసిద్ధతను వెల్లడించారు. శ్రీ శెట్టి త్యాగనిరతికి కృతజ్ఞత తెలుపుతూ, ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని సభవారు కోరారు.

హైదరాబాద్ లేఖ

చల్లబడిన రాజకీయ సంరంభం ★★★ ఆలోచనలకు పని కల్పించే కొన్ని అంశాలు ★★★ వాయిదా పడుతున్న కౌలుదారీ సంస్కరణల అంతర్యం ★★★ ఎన్నికల మనస్తత్వం నీలినీడలు ★★★ యూనిటీ ఫ్రంటు, అధికారపక్షాల అసంతృప్తులు ★★★ శ్వేతపత్రపు సంచలనం ★★★ దిగజారుతున్న కార్పొరేషన్ వ్యవహారాలు

రాష్ట్ర శాసనసభ బడ్జెటుసమావేశం రేపటి నుండి ప్రారంభం. నలభై రోజులపాటునడచిన ఎగ్జిబిషన్ యిటీవలనే ముగిసింది. శివరాత్రి కూడా గడిచింది. శివరాత్రితో చలికాలం 'శివశివా' అని నిష్క్రమిస్తుం దంటారు. కానీ కడచిన పదిరోజులనుంచి రాజధానిలో చలి మిక్కుటంగా ఉంది. బొంబాయి, పూనా, ప్రాంతాలలో అంకురించిన శీతలవాయువు దక్కను పీఠభూమిదాకా ప్రసరించి, హైదరాబాదునుకూడా పరివ్యాపించింది. సాధారణంగా బడ్జెటు సమావేశం నాటికి ఎండాకాలపుచిహ్నాలు రాజధానిలో ప్రారంభం కావడం పరిపాటి. ఈమాటు సమావేశానికి వాతావరణంలో యింకా వేడిమి అంకురించలేదు. పోనుపోను ఆ వేడిమి అందుకోవచ్చు. ప్రకృతి తన నియమాలను ఉల్లంఘించదని మానవుడినమ్మకం. నియమోల్లంఘనంలో ప్రకృతికూడా మానవుడితో పోటీపడుతున్నట్లే వుంది.

అలాగే రాజకీయవాతావరణంలోకూడా ఈ వారం అంతగా వేడిమి ఎక్కడా కానరాలేదు. పండితనెహ్రూరాకతరువాత రాజకీయ సంరంభం ఒక్కసారిగా చల్లబడి 'చర్యలరంగం' నుండి 'జిజ్ఞాస' రంగానికి తరలిపోయింది. అంతవరకు రాజధానిలో ఉండి కోలాహలంచేసిన వర్గనాయకులూ, పెత్తందారులూ జిల్లాలకు తరలిపోయారు. శాసనసభ సమావేశాలు రేపటినుండి ప్రారంభంకనక, యిప్పుడిప్పుడే మళ్ళీ సంచలనం అందుకుంటున్నది.

అంతమాత్రానయీ వారం నిర్దాణంగా గడచిపోయిందని అనడానికి వీలులేదు. అభిజ్ఞవర్గాలు కూర్చుని చర్చలు జరిపేటందుకూ, అనంతర కార్యక్రమాలు నిర్ణయించుకునేటందుకూ ఉపయోగించే కొన్ని ఉదంతాలు ఉన్నాయి: "కౌలుదారీ సంస్కరణబిల్లు" పరిశీలించే సెలక్టుకమిటీ యీవారం లాంఛనంగా సమావేశమై, తిరిగి కాలనిర్ణయంలేకుండా వాయిదాపడింది. పబ్లిక్ ఎకౌంట్సుకమిటీ సమావేశ మయింది. భూమి సీలింగుల బిల్లుకు రాష్ట్రపతిఆమోదం వచ్చేసింది. గుంటూరు జిల్లాలో బస్సురూట్ల జాతీయకరణవిషయంలో కొందరు బస్సురూటు యజమానులు పెట్టుకున్న రిట్‌పిటీషనుపై హైకోర్టు తీర్పు వచ్చేసింది. లోగడ తెలంగాణా ప్రాంతీయసంఘం రాష్ట్రప్రభుత్వంపై చేసిన అభియోగాలకు జవాబుగా ప్రభుత్వపు శ్వేతపత్రం యీవారమే వెలువడింది. ఇవన్నీ రాజకీయవర్గాల వారి ఆలోచనలకు పనికల్పించే అంశాలే.

• • •

"కౌలుదారీ సంస్కరణబిల్లు" పరిశీలించే సెలక్టు కమిటీ యీవారం సమావేశమయినాక వాయిదాపడటంలో ఆశ్చర్యం లేదు. అన్ని రాజకీయపార్టీలకు చెందినవారు ఎందువల్లనో ఆదినుండీ సమస్యను పరిశీలించి నిర్ణయాలకు రావడం పట్లకన్నా, వాయిదావేయటంపట్లనే ఎక్కువ అభిలాష చూపుతూ వచ్చారు. బిల్లు రకరకాల చర్చలకూ, సవరణలకూ లోనవుతూవచ్చి, చివరకు దానిమూలాన్వయరూపమే, ప్రయోజనమే మారిపోతుందేమోనన్న నిస్పృహకు రెవిన్యూ మంత్రి కె. వి. రంగారెడ్డి గారుకూడా లోనైనార్ట్లు. బిల్లుస్వరూపంపట్ల కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలకు కొన్ని కొన్ని అభిప్రాయా లున్నాయి. లోగడ యీ లేఖలో ప్రస్తావించినట్లు భారీభూస్వాముల ప్రభావం ఒక్క కాంగ్రెసుపార్టీకే పరిమితమైలేదు. రానున్న ఎన్నికలదృష్ట్యాచూస్తే, కౌలుదారీ సంస్కరణలు ప్రస్తుతం జరుగడం కన్నా, ఆగిపోవడమే మేలని కమ్యూనిస్టుపార్టీవారు భావిస్తున్నారు. తీరా ఏదోఒకరూపవసంస్కరణలు జరిగితే ఆ జరిపించిన ప్రతిష్ఠ కాంగ్రెసు పార్టీవారి ఖాతాలో జమ కావచ్చు. అలాకాక వాయిదా పడితే, అదొక సమస్యగా యింకా మిగిలిపోతుంది. తమ ఎన్నికలప్రచారానికి వినియోగిస్తుంది. కాంగ్రెసువారు కౌలుదారులకు రక్షణ కల్పించడానికి సుముఖులుగా లేరు అనే వినాదానికి తోడ్పడుతుంది. పనిలో పని, తమ పార్టీలోని భూస్వాములకు ప్రస్తుతానికి సదుపాయంగా ఉంటుంది. ఒకేదెబ్బకు రెండుపిట్టలు.

పోతే, సంస్కరణలు వాయిదావేస్తే, కమ్యూనిస్టుపార్టీవారికి ఉపయోగిస్తుందా లేదా అని కాంగ్రెసుపార్టీవారు ఆలోచించడం లేదు. భూస్వాములవత్తిడివల్ల సమస్య ప్రస్తుతానికి వాయిదా పడితే వారి కంతే చాలు. ఎన్నికలతరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడు చూచుకోవచ్చు.

• • •

పబ్లిక్ ఎకౌంట్సు కమిటీ పరిశీలించే వ్యవహారాలు రహస్యం కనుక, అవి వారికే పరిమితమై వుంటాయి. కానీ అతిముఖ్యమయిన కొన్ని విషయాలూ, పరిపాలనావ్యవహారాలలో జరిగిన అవకతవకలూ, పరిశీలనకు వస్తాయి. తత్ఫలితంగా లాబీవర్గాలలో, అభిజ్ఞవర్గాలలో వాటి తర్జన భర్జనలు అనివార్యమవుతాయి.

ఎట్టకేలకు భూమి సీలింగు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లుపట్ల ప్లానింగ్ కమిషనువారు తమ అసంతృప్తిని వెల్లడించిన సంగతి యీవరకే ప్రకటించడమయినది. ముందు చట్టాన్ని అమలులోకి తీసుకునివచ్చి, ఆటుపిమ్మట సవరణలద్వారాగానీ, రూల్సునిర్మాణంద్వారాగానీ, కొన్నిమార్పులు జరుపటం అవసరమని ప్లానింగు కమిషను సలహా ... ముమ్ముందు ఏమి చెయ్యాలనే అంశంపై పార్టీలో ఆ యా వర్గాలవారికి నిర్దిష్టమయిన అభిప్రాయా లున్నట్లు లేదు. అన్ని ఆలోచనలకూ ఎన్నికల మనస్తత్వం ఒకటి అడ్డువస్తున్నది. బడ్జెట్టు సమావేశం అయిపోయిన తరువాత ఎన్నికలకోసం వ్యూహాలు, అభ్యర్థిత్వాలకోసం ప్రయత్నాలూ, నియోజకవర్గాలలో ప్రచారం, యివి యిప్పటినుండి అందరి మనస్సులనూ ఆక్రమించి పని కల్పిస్తున్నాయి కనుక, సమస్య ఎంత ప్రముఖమయినా, దానిని గురించి పట్టించుకునే వ్యవధీ, ఆసక్తీ ఎవరికీ లేకుండా ఉంది.

ఎన్నికలూ, బడ్జెట్టు సమావేశం అవేరికి పాలకవర్గపువారికి యీ సమావేశం ఆవేరకాకి చాలా ప్రముఖమయినది. బడ్జెట్టుసెషను ముగిసినతరువాత మళ్ళీ సమావేశం జరిగేవరకూగాని జాగ్రత్తగా జరుగక పోవచ్చు. అప్పటికి ఎన్నికలవేడి పార్టీపరంగా బాగా అందుకుంటుంది. పార్టీ టిక్కెట్టుకోసం తలమున్కలుపడే సమయం వస్తుంది. ఇతరసమస్యలపై ఆ వ్యవధి దొరకకపోవచ్చు. అందువల్ల ఏవిధమయిన బిల్లులు తేల్చుకోవాలన్నా ఆ యా ముఠాల తగాయిదాలూ అభిలాషలూ, ఒక కొలిక్కి రావాలన్నా బడ్జెట్టు సమావేశపు అదను దాటితే మరి అవకాశం లేనట్లే లెక్క. అందుచేత, యీ సమావేశంలోనే చాలా విషయాలు తేలిపోతాయని ఉభయ వర్గాలవారూ భావిస్తున్నారు. అలా తేల్చుకోవాలని తహతహలాడుతున్నారు.

• • •

నెహ్రూరాక ఏమి సాధించినా, ఏమి సాధించకపోయినా, ఒకటిమాత్రం నిస్సందేహంగా సాధించింది. అంతవరకు కల్లోలంగాఉన్న వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. అధికారపక్షం, యూనిటీఫ్రంటు ఆరోపణ, ప్రత్యారోపణలు కావించుకోవడం, తరపరంపరగా పత్రికా ప్రకటనలు చేయటం, యీతతంగం ఉభయులూ విరమించుకున్నారు. ఆ మేరకు ఉభయులూ నిగ్రహం చూపుతున్నారు. అదొక మంచి పరిణామం.

కాని యిది హృదయపరివర్తనకు దారితీస్తుందా? — అంటే, అంత సులభంగా హృదయ పరివర్తన వచ్చేస్తే, యిక కావలసిం దేమున్నది?

బడ్జెట్టు సమావేశానికి ముందు రోజున యూనిటీఫ్రంటువారు ఒక మీటింగు ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారుగానీ, మళ్ళీ ఆలోచించుకుని 20 వ తేదీ తరువాతనే మీటింగు ఏర్పాటు చేసుకుంటే మంచిదని తేల్చుకున్నారు. నెహ్రూ తెచ్చిపెట్టిన కొన్ని పరిస్థితులను ఎదుర్కొనడం ఎలాగా అనేది ఫ్రంటు కార్యకర్తలను వేధిస్తున్న సమస్య. నెహ్రూ రాకముందు అంత భగీరథ ప్రయత్నంచేసి, తీరా ఆయన వచ్చాక, తమ వాదనను ఆయనముందు ముఖాముఖీ పెట్టడానికి అవకాశం దొరకలేదని వారిబాధ. శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు మంత్రిహోదాలో ఉన్నవారు కనుక, ఫ్రంటు లీడరుగా ఆయన నెహ్రూతో వ్యవహరించలేదు. శ్రీ ఎ.పి. సుబ్బారెడ్డిగారికి నెహ్రూతో సంప్రదించడానికి అవకాశం లభించలేదు. అందువల్ల గట్టిగా ఎవరూ ఏమీ చెప్పుకోవడానికి అవకాశం లేకపోయింది. తత్ఫలితంగా ఫ్రంటు కార్యకర్తలలో నాయకులలో ఒక అసంతృప్తి, నిరాశ వచ్చేశాయి. వారిచేతులలోకి వచ్చిం దనుకున్న 'యినిషియేటివ్' అనుకోనివిధంగాజారిపోయింది.

తరువాత వ్యూహం ఏమిటనేది వారు తేల్చుకోలేకుండా ఉన్నారు. కాంగ్రెసు లెజిస్లేచరుపార్టీ కార్యవర్గం ఎన్నిక ఒకటే వారికి మిగిలిన అవకాశం. తర్వాతనే వారు ఏమైనా సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నికలు యీ నెలాఖరులోపున జరిపించాలని నెహ్రూగారు ఆదేశించారు.

ఇక్క డింకొక చిక్కుప్రశ్న. ఇంతవరకూ తగాయిదా కేవలం పార్టీ ఆర్గనైజేషన్‌కే పరిమితం చేయబడింది. ఎలెక్షనుకమిటీ ఎన్నిక, పి. సి. సి. అధ్యక్షుని ఎన్నిక యిటువంటివాటినే పూతగా తీసుకుని సంఘర్షణలు సాగాయి. ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ కార్యవర్గం ఎన్నిక కావాలంటే నెహ్రూగారి ఉద్దేశ్యం ఏమై వుంటుంది ? ఆర్గనైజేషనులోని తగాయిదీనే సహించని నెహ్రూగారు యిప్పుడు అది లెజిస్లేచరుకు సంక్రమించడం సహిస్తారా ? అసలు సహించరు. అయితే ఎన్నికలు జరుపటంలోని అంతర్యం ఏమిటి?

అభిజ్ఞవర్గాలవారు దాని నిలా వివరిస్తున్నారు: ముఖ్యమంత్రి శ్రీ అల్లూరి, శ్రీ బ్రహ్మానందరెడ్డి ముగ్గురూ కూర్చుని యిచ్చిపుచ్చుకునే రీతిలో ఉభయ వర్గాలకూ ప్రాతినిధ్యంవహించే ఒక పట్టిక తయారుచేసి, లాంఛనప్రాయమయిన ఎన్నికలో వారే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్లు చూసుకోవలసిందని నెహ్రూగారు ఆలోచించారట ! కానీ యీ యిచ్చిపుచ్చుకోవడం జరగాలంటే ఉభయవర్గాలకూ కొన్ని షరతు లున్నాయి. ఈ విషయమన్ క్రమబద్ధం చేయించడం ఎలాగ ? అందు వల్లనే ఉభయవర్గాల వారు యిందులో పడ్డారు.

పోగా అధికారపక్షంవారికికూడా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. మంత్రివర్గవిస్తరణ జరపటం ద్వారా కొన్ని సమస్యలు చక్కబెట్టుకోవచ్చునని, ముఖ్యమంత్రిగారు భావించారు. విస్తరణ జరిపించడానికే ఆయన ప్రయత్నించారు. ఇప్పు డా అవకాశం దూరమయిపోయింది. అలా దూరమయిపోవడం ఆయనకుకూడా అసంతృప్తికరంగానే వుంది. బడ్జెట్టు సమావేశం లోపం ఏదీ తేలకపోతే, అధిష్ఠానవర్గం ధోరణి యిలాగేవుంటే ఆటుకూడ దేనికీ మరి అవకాశం వుండదు. అందువల్ల యీలోపునే జరిగే పరిణామాలేవో జరిగిపోవాలని అధికారపక్షంవారుకూడా అభిలషిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రతిష్టంభన అదీ. సమావేశపువేడి అందుకున్న ఒకటి, రెండు వారాల తరవాతకాని ఏ పరిణామమూ ముందుకు జరుగదు.

• • •

తెలంగాణా ప్రాంతీయసంఘం ప్రభుత్వ శ్వేతపత్రం యీ వారపు రాజకీయ సంచలనంలో అదొకటి. తెలంగాణానాయకులకు ప్రభుత్వపు శ్వేతపత్రం సంతృప్తి కలిగిస్తుందని ఎవరూ అనుకోలేదు. పాలకవర్గం రాజకీయాలు అన్నివిధాలా ఆరోగ్యకరంగా ఉన్ననాడు యిటువంటి సమస్యలు ప్రాముఖ్యం వహించకపోవును. కానీ అసంతృప్తి, నిస్పృహ నిండుకున్నవాతావరణంలో యివి ప్రముఖపాత్ర వహించటం సహజం. ఈ రకపు వాదోపవాదాలు మొత్తం సంస్థనే బలహీనపరుస్తాయని అందరికీ తెలుసు. కానీ మూలకారణాలు వేరుగా ఉండటంవల్ల యిటువంటి అసంతృప్తులను పూతగా తీసుకుని కొందరు గోరంతలు కొండంతలుగా చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అయిదవ సంవత్సరం నడుస్తున్నది. కానీ కాలం గడుస్తున్నకొద్దీ భావనమైక్యత దూరం అవుతున్నది. అదొక్కటే విచారకరం. దీనికి ఏఒక్క ప్రాంతంవారినీ నిందించి లాభంలేదు. ఈ శోచనీయ పరిస్థితికి మొత్తం మంత్రివర్గం బాధ్యత వహించవలసి వుంటుంది.

• • •

రాష్ట్ర రాజకీయాల స్థాయినుండి మునిసిపల్ రాజకీయాల స్థాయికి వస్తే, నగరకార్పొరేషనువ్యవహారాలుకూడా దిగజారుతూనేఉన్నాయి. కార్పొరేషను బడ్జెట్టు తీర్మానంకూడా యీ వారంలోనే జరిగింది. అందులోని కాంగ్రెసుపార్టీలోనే రెండు ముఠాలున్నాయి. కాంగ్రెసు మేయరు పయిన అవిశ్వాసతీర్మానం తీసుకురావడానికి ఒక కాంగ్రెసుసభ్యుడే నోటీసు యిచ్చాడంటే ఏమనుకోవటం ? ప్రస్తుతానికి తీర్మానంప్రవేశపెట్టడానికి అనుమతి నిరాకరించబడినా, ముమ్ముందు మళ్ళీ అది రాదనే హామీ లేదు. కార్పొరేషనుకీ, రాష్ట్రమంత్రివర్గానికీ తగాయిదాలు,

(మిగతా 8 వ కాలంలో)

ఆలోచనాలోచి

క్లోరోఫారమిచ్చినట్లే....

నిద్రలో అనేకరకా లున్నాయి ...

వీటిలో చెప్పుకోతగ్గది 'మొద్దు నిద్ర, ... చాలామంది ఈ నిద్రకు లోనైపోతూ వుంటారు. 'క్లోరోఫారం' ఇచ్చినట్లే పడివుంటారు .. కొంప మునుగుతున్నా లేవరు ...

"మా ఆవిడ నిద్రపోతే మనిషి కాదండి" అని చెప్పుకొంటూ వుంటారు కొందరు. వారిబాధ అంతకన్నా చెప్పుకునే అవకాశం వుండదు మరి.

మేము బధదరులో వుండగా ప్రక్కభాగంలో అలాటి నిద్రాప్రియురా లొకామె వుండేది. ఇద్దరు పిల్లలుకూడా వుండేవారు. రాత్రి ఏడు దాటితే చాలు ... తలుపులు బిగించి, చక్కగా బిగించి నిద్రపోయేది. పిల్లలు చెరోప్రక్కా చేరి గుక్కలు పెడుతూ వుండేవారు.

ఆవిడగారు వాటికి అతీతమైన, ఒక ప్రశాంత సీమలో విహరిస్తూ వుండేది. ప్రక్కనున్నవాళ్లెవరైనా వెళ్లి ఆపిల్లల్ని ఆడిద్దామంటే — తలుపుతీసే దెవరు? ...

రాజ్యం.... రాజీ-రాజా-వారిపీ....

కొంతసేపటికి ఆవిడభర్త వచ్చేవాడు. "రాజ్యం, రాజ్యం" అని తలుపు కొట్టేవాడు. ఆయన గొంతువిని పిల్లలు మరింత ఏడ్చేవారు. కిటికీ వద్దకు వెళ్లి... "వస్తున్నా బాబూ, వస్తున్నా.... అమ్మను లేవండి కొంచెం" అనేవాడు.

"అమ్మ లేవదంట" అని వాళ్లు ఏడ్చేవాళ్లు. "రాజ్యం, రాజ్యం" అని కొన్ని కేకలుపెట్టి, లాభంలేక, గొంతు రెండోకాలంలోకి పోనిచ్చి "రాజీ, రాజీ" అని అరిచేవాడు. గుడింతం కొంచెం మార్చినంత మాత్రాన ఆమె గుర్రులోనుంచి బైటపడుతుందా! ...

ఆయనగారికి కోపం వచ్చి — "ఇదిగో బాబూ! ఆ చెంబులో నీళ్లుతెచ్చి మీ అమ్మ చెవులో పొయ్యండి" అనేవాడు. వాళ్లు అలా చేసేవాళ్లు. ఆమె ఉలిక్కిపడి లేచికూర్చుని, ఇద్దరి వీపులమీద తబలా వాయించింది — దభాలున మళ్లీ పరుండేది.

భర్త తెక్కడలేని కోపం వచ్చేది "ఓసీసీ దుంపతెగా! వాళ్ల నట్టా చంపుతావేమే! రాజీ కొరివి.., తలుపుతియ్యి—నీ మప్పమాపుతా ... పాడునిద్రా నువ్వూ" — అని అరిచేవాడు. 'నువ్వెవరో—నే నెవరో' అన్నట్టు నిద్రపోయే దావిడ.

తన్నినా రక్షతెరపడు ....

చిట్టికాయను వాసంతెచ్చి కిటికీలోనుంచి గడియతీసుకొని, ఎవంకాలితో రెండు తన్నినా వామెను. బహుశః ఆ తన్నులకు కూడునుంచి ఎడమకు ఒత్తిగిలే దేమోగాని గుర్రుమాత్రం విడిచేది కాదు.

చిత్తం మంచిదైనవాళ్లకు, పొత్తు కలియని వాళ్లకు — ఇలాటి మత్తు నిద్ర లోస్తాయంటారు శాస్త్రజ్ఞులు. కొందరు పుటకతోనే వస్తుం దలాటి నిద్రాసక్తి అంటారు. మెదడులో కొన్ని నరాలు మునతలు పడటంవల్ల — అలా అడక్కుండా నిద్ర మత్తు వస్తుం దంటారు.

'ఎద్దును బండి పూడదియ్యగానే, చెట్టుక్రిందకో, కట్టుకొయ్యదగ్గరకో పోయి పడుకోవడానికి చోటువెతుక్కొంటుంది. అలాగే ఆడవాళ్లు చాకిరీ చేసిచేసి మంచాన పడతారు. పాపం' అన్నారు మా అవ్వగా రొకసారి. అన్నిటికన్న ఇదే తగిన సమాధాన మేమో ననిపిస్తుంది.

చాలామంది పాపం— ఏ వూరైనా వెళ్లాలన్నా, ఎవరింటికైనా వెళ్లాలన్నా — "అన్నీ సరే! అక్కడ నిద్రపోయేందుకు వీలుంటుందో లేదో! అని ముందే ఆలోచిస్తూ వుంటారు ... నలుగురు కూర్చుని మాట్లాడే సమయంలో పాపం నిద్రమత్తురాయుళ్లు 'ఎవళ్లు కొంచెం జరుగుతారా? ఎలా నడుం వాలుద్దామా?' అనే ఆలోచిస్తూ వుంటారు. కాస్త చోటు దొరికితే యోగాభ్యాసం మొదలుపెడతారు.

కోడి దేనికి దేవుడా:

'ఈ కోడినెందుకు సృష్టించాడో పాడుదేవుడు' అని తిట్టిపోసిందట ఒక పల్లెటూరి పడుచు. కోడికూతకుభయపడి మేలుకోవడమనేది వుండదు కాని 'కోడికూసింది, ఇక లేవండి' అని ఇతరులు పెట్టే కేకలవల్ల నిద్రకు నీళ్లవదులుకోవలసి వస్తుంది పాపం.

ఒక రైతు కొడుకునిలాగే రోజూ 'కోడి కూసింది లేచి పొలం వెళ్లరా' అని లేపుతూ వుండేవాడుట. అతగాడు నిద్ర లేవలేక — "ఆ కోడి నాన్న — నా కొడికాదు. నువ్వెళ్ళు ముందు" అనేవాడుట. నిబంధనలతో నిద్రను చంపుకోవడం... సుఖానికి ప్రతిబంధకంగానే వుంటుంది.

పల్లెటూళ్లలో మాట అలా వుంచుదాం ... బస్సులలో నిద్రకు తావు ఎక్కడుంది? ... మరి పట్నాలు రాత్రి రెండింటిదాకా మేలుకొనే వుంటాయి. ఒళ్లు విరుచుకొని నాలుగింటికే లేస్తాయి ... ఈమధ్య నిద్రకు మిగిలిన రెండు గంటలకాలం దోమలు హరిస్తాయి.

గేట్లువెయ్యకండి-లైట్లుతియ్యకండి

సినిమాలకు అంతా వెడతారా? అంటారు. వెళ్లివచ్చేవారి సంఖ్య చాలు ... తక్కినవారి నిద్ర తరిమివెయ్యడానికి! ... ఒక ఇంట్లో వ్యక్తి సినిమాకు వెడతా డనుకోండి ... అతగాడొచ్చేదాకా ఆ ఇంట్లో "మావాడింకా రాలేదులెండి — గేటు వెయ్యకండి — లైట్లు తియ్యకండి "— అంటూ వుంటారు.

ఆతగాడు ప్రత్యక్ష మౌతాడు — యుద్ధానికి వెళ్లి దిగ్విజయంతో తిరిగివచ్చిన యోధుడిలాగా గురువుదగ్గర వద్దెనిమిది సంవత్సరాలు చదువుకొని ఆశ్రమంనుంచి తిరిగివచ్చిన విద్యార్థిలాగా. ఇంట్లోవాళ్లు అంతా కోలాహలంగా ఆహ్వానిస్తారతణ్ణి.

అన్నం కంచంలో పెడితే—అది తినక బియ్యం చేటలోపోసి పుల్ల చేతి కిచ్చినట్టు ఇక వాగడం ప్రారంభిస్తాడు ... వంటింటి గిన్నెల చప్పుళ్ళు—తాళాలుగా, తలుపులసందడి మృదంగ వాద్యంగా, ఒక చిన్న హరికథ చెపితేగాని, అతగాడి భోజనం కాదు.

ప్రక్కనున్న ఆరుభాగాలవాళ్లూ అదివిశలేక పడే అవస్థ అతగాడికేం అర్థమవుతుంది! 'దయవుంచి ఆ అన్నం కంచం అతగాడి కే దొడ్డివసారాలోనో పెట్టండి ... మామత్తు చెడిపోతోంది' అని చెప్పేధైర్యం ప్రక్కభాగాలవాళ్ల కెక్కడ వుంటుంది? ...

"పక్క ఇంట్లో అబ్బాయి సినిమాకు వెళ్లి వచ్చినపూట — నా అనుభవాలు" అనే శీర్షికతో వ్యాసాలు వ్రాయమని పత్రికలవాళ్లు ప్రకటిస్తే ఎలాటి అనుభవాలు వస్తాయో! ...

పోనీ సౌండ్‌ప్రూఫ్ ఇళ్లు కట్టించుకొందామంటే — ఇండియా అంత గొప్పదేశం కాదాయె. వడికట్టమంసెట్టిన భాగాల్లోనే తలలు దాచుకోవాలాయె ...

ఉష్ణ్యా-హోటళ్ళూ ఒకటే!

ఇక రేడియోల విషయంలోకి పోతే — ఇళ్లల్లోనూ, కాఫీహోటళ్లలోనూ ఒకటే 'పిచ్' లో వుంటాయి. ఒకరితో ఒకరు మాట్లాడా లంటే గొంతులు పెంచుకోవాలి. హోటళ్లలో 'కాఫీ, ఇడ్లీ, సుప్మా' అని అరిచినంత గొంతుతోను మంచినీళ్లు ... నే వెడుతున్నా ... తలుపు వేసుకో' అని అరవడం అవసరమవుతూ వుంటుం దాయె.

ఇలాటి సందర్భంలో కొంచెం బద్ధకంగా వుండో, మాడుపోటు వచ్చో, కాస్త విశ్రాంతి తీసుకొందా మనుకొనేవాడు ... వూరుదాటి ఏ మామిడితోటకో పోవలసిందేగాని, ఇళ్లల్లో సాధ్యం కాదయ్యె.

రేడియో తగ్గుస్థాయిలో వుంచి ఆ మాధుర్యాన్ని అనుభవించడంపోయి ... చెవులు పూడేటట్లు, మాడు మరమ్మత్తు కావించేటట్లు, పెద్దగా చేసి వుంచడం ఒకఫాషన్ అయిపోయింది. ఒక ఇంట్లో రేడియోవుంటే ఆయిదిళ్లవాళ్లు కొనుక్కో అక్కర్లా ...

ఇలా రేడియో గొంతులు పెంచడమనే అలవాటు ఎక్కువై పోవడంవల్ల "రేడియోమీద భక్తి" తగ్గిపోయినా పోవచ్చు ... ప్రసారం ప్రారంభించినప్పటి మాట చెప్పలేంగాని — ముగించినప్పుడు "అమ్మయ్య" అని దణ్ణం పెట్టేవాళ్లు అనేకమంది వుండొచ్చు ...

నిశ్శబ్ద మనేది ఉపాసించదగిన దేవతల్లో ఒకటి దాన్నే విస్మరిస్తున్నారు. చాలామంది ఉన్నమోతలు చాలక క్రొత్తవి ఎలా కల్పిద్దామా? అని చూస్తూ వుంటారు.

ఇక రైలుప్రయాణాల్లో నిద్రసంగతి చెప్పనే అక్కరలేదు. ముఖ్యంగా మూడో తరగతి ప్రయాణీకులు — ఒకరిమీద ఒకరు తూలుతూ పడి వుండవలసిందే తెల్లవార్లూ... భీకర స్వరూపాలతో ఇళ్లకు చేరవలసిందే!

'ఒకరోజు నిద్ర మేల్కొనడం నెలరోజుల జబ్బు' అన్నారు పెద్దలు. అలాటి నిద్రనే వెనక్కు నెట్టివెయ్యవలసివస్తోం దీరోజుల్లో...

నిద్రాదానం తప్పదు

అవసరంకంటె సభ్యతకోసం ఎక్కువ నిద్ర చెడగొట్టుకోవలసి వస్తూవుంటుంది. ఒంటిగంట రైలునుంచి స్నేహితు డొస్తాడన్నా — అర్ధరాత్రి రైలుకి బయలు దేరుతాడన్నా ... నిద్రాదానం కొంతవరకు చెయ్యవలసిందే!

ఇది కాక — అసలు నిద్రపోను అని కంకణం కట్టుకొనే పరిస్థితులు కొన్ని ఉంటాయి.

"పిల్లపెళ్లి అయ్యేదాకా నిద్రపోను' అని ఒకడు.

"ఇల్లు కట్టేదాకా నాకు కునుకుపట్టదు' అని ఒకడు.

"పరీక్ష ప్యాసయ్యేదాకా నిద్రమాట తలచడం కల్ల" అని ఒకడు.

"ఎదుటివాణ్ణి సర్వనాశనం చేసేదాకా కళ్లు మూసుకు పడుకోగలనా?" అని ఒకడు.

"ఈ ప్రేమ సంగతి తేలేదాకా కంటి రెప్పలకు మూత లుండవు బ్రదర్!" అని ఒకడు.

"ఈ నాటకం ఒక్కచోటన్నా పడందే నిద్ర ఎలా పడుతుంది మిత్రమా?' అని ఒకడు.

— ఇలా ఎందరెందరో ఎన్నెన్నివిధాలో, నిద్రాదేవతకు స్వస్తి చెపుతూ వుంటారు. ఇలా అన్నవాళ్లంతా ఏ గోడనో ఆనుకొని కునికిపాట్లు పడుతూనే వుంటారు 'నిద్రపోను' అనేదానికి అర్థం —'విశ్రాంతి తీసుకోను' అని మాత్రమే.

బ్రతుకులో కునికిపాట్లు

ఇది అసలు నిద్రకు సంబంధించిన విషయం... పదవుల్లో, బ్రతుకుల్లో, భావనలో, భక్తిలో చైతన్యం లేకుండా చేసుకొని — నిద్రకాని నిద్ర ననుభవించే నిర్వికారులూ, నిరంజనులూ చాలామంది వుంటారు సంఘంలో.

'ఆ నిద్ర వారికి దర్శనం.. సంఘానికి ఉపద్రవం.

—రాపూరు



నేను ఆఫీసుకి వెళ్తాస్తా .... నాన్న వెడుతున్నాడురా

ఆటోమేటిక్ 50 షాట్సు పిస్టల్

(లైసెన్సు అవసరం లేదు)
అమెరికన్ మోడల్—50 తూటాలు టపీ టపీ పేలుతుంది—దొంగలను భయపెట్టుటకు, నాటకాలకు ఉపయోగపడును. ధర రు. 10—8. పోస్టేజి రు. 2—8, 25 తూటాలు ఉచితం. తోలుసంచి రు. 3/— అదనపు తూటాలు డజన్ రు. 1/— ఎలెక్ట్రిక్ అండ్ రేడియో గైడ్—117 చిత్రములతో—రేడియో రిపేరింగు, వైరింగు, ఎలెక్ట్రికల్ మెకానిజంనేర్పుకొండి. ధర రు. 5/— పోస్టేజి రు. 1/—.
జాబులు ఇంగ్లీషులో వ్రాయండి.
ILFA Products (AW)
Rafatganj, Aligarh (U.P.)

నెర్విటాల్

నరముల బలహీనతకున్నూ, శక్తి లోటునకున్నూ రామబాణము. అనుభవ యుక్తముగా చేయబడినది.
8 ఔ. సీసా 5-75 పోస్టేజి 1-75
ఇండియన్ మెడిసిన్ హౌస్,
విజయవాడ-2.

పోస్టల్ ట్యూషన్ ద్వారా చిత్రకళను అభ్యసించండి



ఏ. పి. చిత్వేల్ పోస్టు, పాత చిత్వేలిలోని టీచరు శ్రీ ఎస్. వెంకటేశ్వర్లు వ్రాసినది.
"అయ్యా, ఇప్పుడు నేను కళను బాగా వృద్ధిచేసుకున్నాను. నా స్నేహితులు ప్రోత్సహిస్తున్నారు. నన్ను ఏకలవ్యునిగాను మిమ్ము ద్రోణునిగాను పోలుస్తున్నారు."
ప్రపంచమంతటాగల అసంఖ్యాకులైన మా విద్యార్థులనుండి ఇటువంటిజాబులు వస్తున్నాయి. మీరు ఇంగ్లీషుద్వారాగాని తమిళంద్వారాగాని 2 సం. లలో చిత్రకళను నేర్చుకొనవచ్చును. వివరములు గల ప్రాస్పెక్టసుకు 25 న. పై. పోస్టు బిళ్లలు పంపండి. జాబులు ఇంగ్లీషులోనే వ్రాయాలి.
SANTHANU'S ART INSTITUTE,
C/o. Chitira Kullan,
Chintadripet, Madras-2.
ఇది దక్షిణ ఇండియాలో ప్రసిద్ధులైన ఆర్టిస్టు శంతానుగారిచే నడుపబడుచున్నది.

నారసింహ లేహ్యం

బంగారుతో చేరినది. మేహము, నిస్సారము, నిస్సత్తువ వగైరా హరించి, బలము రక్తవృద్ధి కలిగించును. 200, డబ్బీ రు. 3-8-0 పోస్టేజి రు. 1-1-0 లు.
పి. సి. ఏ. అండ్ కంపెనీ
ఆయుర్వేద సమాజం,
పెరిదేవి (పి.ఓ.) నెల్లూరుజిల్లా.

ఉచితము
నిన్ను నీవే దేవుని యెదుట యోగ్యునిగా కనబరచుకొనుటకు
పఠించుము
గృహవిద్యాపఠనము, తెలుగు, ఇంగ్లీషు, మలయాళము, హిందీ లేక మరాఠీ, భాషలలో నేర్పించుకొనుము.
హోమ్ స్టడీ డివిజను
పెట్టె నెం. 36,
బెంగుళూరు-1.

హోంసినె ప్రొజెక్టర్
రు. 15/—



ఇంటివద్దే అద్భుతమైన వినోదము
మీ స్వంత యింట్లో ఈ ప్రొజెక్టరుతో సినిమాలోని సాహసకృత్యములు, ప్రేమ కలాపాలు మొదలైనవి చూచి ఆనందించండి. బ్యాటరీ లైటుగాని ఎలక్ట్రిసిటీగాని వాడవచ్చును. ఫిలిం 35 ఎం. ఎం. బొమ్మలు స్క్రీను మీద కదులుతూ నాట్యం చేస్తూ వినోదం కలిగిస్తాయి. ధర రు. 15లు40పై. ఫిలిం ఉచితం 4'×3' సైజు స్క్రీను. ఫిలిం చూపించే విధం ఉచితం. పోస్టేజి రు. 4—50 న. పై. అదనం. డీలక్సు స్పెషల్ ప్రొజెక్టర్ ధర రు. 25 లు 60 పై. ఫిలిం 4'×3' సైజు స్క్రీను. ఫిలిం చూపించే విధం ఉచితం. పోస్టేజి రు. 6— అదనంగా ఉచితంగా ఉంది నేడే ఆర్డరు పంపండి.
HOLLYWOOD CINEMA CORP. (Regd.),
2194, Kalyanpura, Turkman Gate, (7) DELHI-6.

భద్రతాసంఘంలో కాంగో చర్చ :

అంతర్యుద్ధ నివారణ సమితి తక్షణ కర్తవ్యం

సింహళం, లైబీరియా, అరబ్ రిపబ్లిక్‌ల తీర్మానంపై చర్చ సోమవారంనాటికి వాయిదా

ఐక్యరాజ్యసమితి, ఫిబ్రవరి 18:—

కాంగోలో అంతర్యుద్ధాన్ని నివారించడానికి అవసరమైన చర్యలన్నిటినీ మిత్రరాజ్యసమితి తక్షణం తీసుకోవాలని కోరుతూ సింహళం, లైబీరియా, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌లు నిన్న భద్రతాసంఘంలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించినవి.

తీవ్ర వాదోపవాదాలమధ్య సమావేశం సోమవారంనాటికి వాయిదా పడింది.

ఇది ఇలావుండగా, కాంగోలో సమితి సామరస్యసాధక సంఘంవద్దనుంచి లుముంబాప్రభృతులహత్యవిషయమై తనకు కొత్త నివేదిక ఒకటి వచ్చినదని సమితి సెక్రెటరీజనరల్ శ్రీ హామర్‌షెల్డ్ తెలియజేశారు.

కాంగో సమస్య గురించిన మిత్రరాజ్యసమితి భద్రతాసంఘ సమావేశం సోమవారం నాటికి వాయిదా పడింది.

కాంగోలో సమితి సామరస్య సాధక సంఘం పంపిన ప్రాథమిక నివేదికను సలహా సంఘం రేపు (శనివారం) పరిశీలిస్తుంది. పది ఆఫ్రికా—ఆసియా దేశాలతో కూడిన ఈ సంఘ నివేదిక భద్రతాసంఘానికి అత్యంతముఖ్యమైనదని అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ అన్నారు.

అయితే సామరస్య సాధక సంఘ నివేదిక అధికార పూర్వకంగా ప్రచురణ జరగడానికి పూర్వమే భద్రతాసంఘం తన నిర్ణయాలకు రావడానికి గాను నేటిరాత్రే సమావేశం కావాలని సోవియెట్ ప్రతినిధి కోరారు.

నేటి సమావేశం ప్రారంభమైనప్పుడు సమితి కార్యాలయం వెలుపల న్యూయార్కు పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. సమితి కార్యాలయం ఆవరణలోను, భవనంలోను రక్షకభటులు లాఠీలు పుచ్చుకుని జాగ్రత్తగా కాపలా కాయడం ప్రారంభించారు. సమావేశాన్ని జనసామాన్యం తిలకించకుండా ఇప్పటికే నిషేధాజ్ఞ అమలు జరుగుతున్నది. సమితి సిబ్బందిని, పత్రికా విలేఖరులను జాగ్రత్తగా తనిఖీచేసి లోపలికి పంపుతున్నారు.

నేటి సమావేశంలో సోవియెట్ ప్రతినిధిపైన అమెరికా ప్రతినిధి ఒక విజయాన్ని సాధించారు. ఈ విజయం చిన్నదే ఆయినప్పటికీ గమనార్హమైనది.

ఇది ఇలా వుండగా, కాంగో మాజీప్రధాని పాట్రిస్ లుముంబా, ఆయన సహచరు లిద్దరి హత్యను గురించి సామరస్య సాధక సంఘం వద్దనుంచి తనకు కొత్త నివేదిక ఒకటి వచ్చిందని సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ భద్రతా సంఘంలో తెలియజేశారు. రేపు సమావేశం కానున్న సలహా సంఘం ఈ నివేదికనుకూడా పరిశీలిస్తుంది.

భద్రతాసంఘ సమావేశం సోమవారం వరకూ వాయిదా పడడమువల్ల, ఈ నివేదికలను వివరించేటందుకు, ప్రచురించేటందుకు, అదనపు సంప్రతింపులు జరిపేటందుకు కూడా కాలవ్యవధి లభించింది.

యుగోస్లావియా సూచనలు

నేటి సమావేశంలో, కాంగోవిషయంలో యుగోస్లావియా ఈదిగువ ప్రతిపాదనలుచేసింది:

1. కాంగో యుద్ధ తంత్రకార్యాలయాధ్యక్షుడైన జనరల్ జోసెఫ్ మొబుటూ సైన్యాలు, కాటంగా ప్రెసిడెంట్ మోయిసే షోంబే సైన్యాలు, దక్షిణ కాసై మైనింగ్ రాష్ట్ర ప్రధాని ఆల్బర్ట్ కలోంజీ సైన్యాలు తమచర్యలను చాలించి తమ తమ స్థావరాలకు తిరిగివచ్చేటట్లు కాంగోలోని మిత్రరాజ్యసమితిసేన చర్యతీసుకోవాలి.

2. ఈ సైన్యాలను పూర్తిగా నిరాయుధం చేయాలి.

3. బెల్జియమ్‌కు గాని, మరి యే ఇతర దేశానికి గాని చెందిన సైనిక వర్గాలను, పటాలాలను, రాజకీయ సలహాదారులను కూడా తక్షణం కాంగోనుండి పంపించివేయాలి. ఈ నిర్ణయానికి బెల్జియం కట్టుబడి వుండకపోతే దానిపైన ఆంక్షలు విధించాలి.

4. కాంగోమాజీప్రధాని పాట్రిస్ లుముంబా మరణాన్ని గురించి కూలంకషంగా విచారించి ఈ మరణానికి బాధ్యులైనవారిని శిక్షించాలి.

పంకధార ప్రాజెక్టురు ఇటీవల ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినప్పటి చిత్రం. ఇరిగేషన్ మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, కన్సల్టింగ్ ఇంజనీర్ శ్రీ ఎల్. వెంకటకృష్ణయ్యర్ ప్రభృతులను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు

జోహన్స్ బర్గ్‌లో గని ప్రేలుడు

30 మంది ఆఫ్రికనులమృతి

జోహాన్స్‌బర్గ్, ఫిబ్రవరి 17:

ఇక్కడికి సమీపంలో ఒక బంగారు గనిలో ప్రేలుడు జరిగినందున సుమారు 30 మంది ఆఫ్రికా కార్మికులు మరణించారు, ఇద్దరు శ్వేతజాతి కార్మికులు గాయపడ్డారు ....

భూగర్భంలో 500 అడుగుల లోతున జరిగిన ఈ ప్రమాదంలో ...

జోహాన్స్‌బర్గ్‌కు ... 10 మైళ్ల దూరంలోని దక్షిణ రాండ్ గనిలో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రేలుడు ఫలితంగా ... పాలు కాకుండా పోయారని, వారిని రక్షించడం కష్టమని ఒక డాక్టరు అన్నారు.

సోంపేటలో ఘోరమైన అగ్ని ప్రమాదం

ముగ్గురి మరణం: వెయ్యి ఇండ్లు ఆహుతి: 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం

సోంపేట, ఫిబ్రవరి 18:—

శ్రీకాకుళంజిల్లా సోంపేటలో నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించిన ఫలితంగా ఇద్దరు చనిపోయారని, అయిదుగురు అతి ప్రమాదకరమైన స్థితిలో వున్నారని, వెయ్యియిండ్లు కాలిపోయినవని, సోంపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పీరిక్ష్మణరావు, తమ ఒకతంత్రీరా తెలియ పరుస్తున్నారు.

నేటి రాత్రివరకు యింకా యీ అగ్నిజ్వాలలు చల్లారలేదని, సగరవీధులలోనికి అగ్నిమంటలు ప్రాకుతున్నవని, వెంటనే సహాయం అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకలెక్టరు అభ్యర్థించబడ్డారని, ఒరిస్సారాష్ట్ర అగ్నిమాపకదళం ఈ మంటలను ఆర్పడానికి ఆదుకోవాలని, ఆయన తమ ప్రకటనలో పేర్కొన్నారు.

సోంపేట పంచాయితీసమితి అధ్యక్షుడు శ్రీ పద్మనాభరావు సోంపేటలో వెయ్యియిండ్లు నేడు తగులబడిపోయినవని, సుమారు 10 లక్షల రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లినదని, ముగ్గురు వ్యక్తులు మరణించారని వేరొక ప్రకటనలో తెలియ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు బాధితులకు అన్నివిధాల సహాయపడాలని ఆయన విజ్ఞప్తి కావించారు.

తాజా వార్తలు

లియోపోల్డ్‌విల్లి, ఫిబ్రవరి 18:—

కాటంగాలో అతిదారుణంగా హత్య చేయబడిన పాట్రిస్ లుముంబా భార్య శ్రీమతి పాలీన్ లుముంబా, ఆమెతోపాటు 41 మందిని స్వస్థలానికి చేర్చడానికి సమితి అధికారులు విమానంలో చేరవేసినట్లు నేడు అధికారరీత్యా ప్రకటించారు.

లుముంబా మరణానంతరం ఆయన భార్య, మరికొందరు లుముంబా అనుయాయులు సమితి రక్షణను కోరారు.

నిన్నరాత్రి విమానంలో వీరిని స్వస్థలానికి పంపివేశారు.

* * *

('ఆంధ్రపత్రిక' ప్రత్యేకం)

టోకియో, ఫిబ్రవరి 18:—

చైనాలో క్రిందటేడుసుకంటె ఈ సంవత్సరంకూడా కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం కలదని పెకింగ్ రేడియో నేడు ప్రకటించింది.

కరువు పరిస్థితులను ఎదుర్కొనడానికి అవసరమైన పర్యాలు నిమిత్తం దేశం నలుమూలలకు నిపుణులను పంపారని తెలుస్తున్నది.

* * *

(మన ప్రత్యేక విలేఖరి)

లండన్, ఫిబ్రవరి 18:—

గ్లాస్గో సమీపంలోని లాక్‌లో అమెరికా పొలారిస్ రాకెట్ స్థావర స్థాపనకు అనుమతి యివ్వబడినందుకు నిరసన సూచకంగా సుమారు 5,000 మంది ప్రదర్శకులు నేడు నిరసన నినాదాలు చేస్తూ, మార్బుల్ ఆర్చి నుంచి ట్రాఫాల్గర్ స్క్వేర్‌వరకు ఊరేగుతూ వెళ్లారు. ఈ ఊరేగింపునకు లార్డ్ బెర్ట్రాండ్ రస్సెల్ (వయస్సు 88 ఏళ్ళు) నాయకత్వం వహించారు.

* * *

ఇక్కడకు నైరుతిదిశగా 200 మైళ్ళ దూరంలోవున్న ల్యూవాలో, కాటంగా సైన్యాలకు, బలూబా తిరుగుబాటుదార్లకు తీవ్ర సంఘర్షణ జరిగిందని, పరిస్థితి ఉద్రిక్తంగా వున్నదని తెలియవస్తున్నది.

అమెరికాచే మరొక ఉపగ్రహ ప్రయోగం

వాండెన్‌బర్గ్ బేస్, ఫిబ్రవరి 18:—

అమెరికా మరొక డిస్కవరర్ ఉపగ్రహాన్ని నేడు జయప్రదంగా ప్రయోగించింది. ఇంతవరకు ప్రయోగించిన డిస్కవరర్ ఉపగ్రహాల్లింటిలోను యిది చాలపెద్దది. బరువైనదికూడా.

రోదసిలోకి మనుష్యుని ప్రయోగించడానికి అమెరికా సాగించే కృషిలో నేటి ప్రయోగం చాల ముఖ్యమైనదని భావిస్తున్నారు. త్వరలో ఇలాంటి ఉపగ్రహాంలోనే ఒక కోతిని ఉంచి ప్రయోగించగలరని తెలుస్తున్నది.

బెల్జియం ప్రభుత్వ పతనం

9 మంది మంత్రుల నిష్క్రమణ: ప్రధాని ఆపద్ధర్మ పరిపాలన సాగించవచ్చునట

బ్రస్సెల్సు, ఫిబ్రవరి 17:—

బెల్జియం మిశ్రమ మంత్రివర్గంలోని తొమ్మిదిమంది లిబరల్ సభ్యులు నిష్క్రమించి, ప్రధాని గాస్టన్ ఐస్కెన్స్‌ను రాజీనామా సమర్పించవలసిందిగా కోరడంతో, బెల్జియం ప్రభుత్వం నేటిరాత్రి పతనమైంది.

వచ్చేనెలలో జరగాలని నిర్ణయింపబడిన క్రొత్త ఎన్నికలు జరిగేవరకు, ప్రధాని ఐస్కెన్స్ ఆపద్ధర్మప్రభుత్వాన్ని తాత్కాలికంగా సాగించవచ్చునని ఇక్కడి పరిశీలకులు విశ్వసిస్తున్నారు.

ప్రధాని ఐస్కెన్స్‌కు, ఆయన సహచరులకు భేదాభిప్రాయాలు కలగడానికి ముఖ్యమైన కారణం కాంగోనష్టాలను భర్తీ చేయడానికి ప్రవేశపెట్టబడిన వ్యయకర్తనపద్ధతుల బిల్లు.

ఈబిల్లు దేశంలో అనేకవిపత్కరపరిస్థితులను కల్పించింది. నెలరోజులపాటు దేశవ్యాప్తంగా సమ్మెజరగడం, మరణాలు సంఘర్షణలు సంభవించడం మొదలైన దుస్సంఘటనలు అనేకం జరిగాయి.

రేపు ఉదయం ఎంప్రరువర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది.

బొంబాయిలో బెల్జియన్ ఆఫీసుముందు నిరసన ప్రదర్శన

బొంబాయి, ఫిబ్రవరి 18:—

కాంగోలీస్ ప్రధాని లుముంబా హత్యకు నిరసనగా బెల్జియన్ కాన్సులేటు ఆఫీసుముందు నేడు కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రదర్శన జరుపగా, పోలీసులకు వారికి జరిగిన సంఘర్షణలో 30 మందికి గాయాలు తగిలాయి. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

చైనాలో ఆహారంకొరత: విపరీతంగా జననష్టం

హాంగ్‌కాంగ్ ఫిబ్రవరి 18:—

చైనాలో ఆహారధాన్యాల కొరత ఫలితంగా మరణాలసంఖ్య చాలా హెచ్చుగావున్నట్లు చైనా నడిగడ్డనుంచి వచ్చిన వార్తలు తెలుపుతున్నాయి.

చైనాలోని విద్యార్థుల నుంచి వ్యాపిస్తున్న ఈ వార్తలు పుష్టిలేని ఆహార పదార్థాల మూలంగా బెరిబెరి, స్త్రీ సంబంధ వ్యాధులు పెక్కు ప్రజలలో వ్యాపించి ఆనారోగ్యవంతులను కావిస్తున్నవని తెలుపుతున్నాయి.

గత కొలది మాసాలలోను వ్యవసాయ కేంద్రాలలో సహాయం చెయ్యడానికి విద్యార్థులు పెక్కుమంది వెళ్లారని, "కమ్యూనిస్టుల నిర్వహణలో అవకతవకలకు, రైతులపట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు క్వాన్‌టుంగ్ రాష్ట్రంలో పెక్కుమంది కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శులు బహిరంగ విచారణలకు పిమ్మట ఉరితీయ బడడాన్ని స్వయంగా చూశారని యీ వార్తలు సూచిస్తున్నాయి.

పార్టీకి, అసంతృప్తులైన ప్రజలకు మధ్య సుహృద్భావ పూర్వక సంబంధాలు నెలకొనడంకోసం ఈ మరణ దండులు విధించ బడినవనీ, తమ కమ్యూనులలో మరణాల రేటు ఏడాదికి మూటికి ఒకవంతు మించిపున్నట్లయితే ఆస్పత్రులలోని పార్టీ కార్యదర్శులు, అధ్యక్షుడు కూడా శిక్షించబడగలరని కమ్యూనిస్టుపార్టీ కేంద్ర సంఘం నేడు ప్రకటించింది.

చైనానుంచి జపాన్‌కు హాంగ్‌కాంగ్ మీదుగా ఖనిజాలను రవాణా చెయ్యడానికి పరోక్షంగా ఏర్పడిన ఫలితమే ఈ ఆహార పదార్థాల కొరత అని యిక్కడి సాధికార వాణిజ్య వర్గాలవారు నేటిరాత్రి అన్నారు.

ఈ ఆహారం కొరత ఫలితంగానే పెక్కుమంది చైనీస్ గనుల కార్మికులు పొలాలలో సేద్యపు పనులకు పంపడం జరిగిందనీ, రైలుద్వారా ఆహారధాన్యాల రవాణా జరగడంలో జపాన్‌కు ఓడలలో ఆహారధాన్యాలను పంపడంజరుగుతున్నందున జపాన్‌కు ఓడలలో ఖనిజపదార్థాల రవాణాలో విలంబన సంభవిస్తున్నదనీ ఈ వర్గాంవారు అన్నారు.

శుక్రగ్రహంవైపు పోయే రాకెట్‌తో సంబంధం

ఇజ్వెస్తియా ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 18:—

శుక్రగ్రహంవైపు పురోగమిస్తున్న సోవియెట్ రాకెట్‌తో మరొకసారి జయప్రదంగా సంబంధం కల్పించుకొనడం సాధ్యమయినదని 'ఇజ్వెస్తియా' పత్రిక ప్రకటించింది. ఇటీవలనే రష్యన్ శాస్త్రజ్ఞులు శుక్రగ్రహందిశగా ఒక రాకెట్‌ను ప్రయోగించిన విషయం తెలిసినదే.

మేయర్ దుశాజ్‌పై అభిశంసన యత్నం

హైదరాబాద్, ఫిబ్రవరి 17:—

మేయర్ శ్రీ వేదప్రకాశ్ దుశాజ్‌పట్ల అభిశంసన ప్రకటిస్తూ, శ్రీరామమూర్తినాయుడు ఇచ్చిన నోటీసు ప్రకారం ఆ తీర్మానాన్ని చర్చించడానికి కార్పొరేషను ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా హైదరాబాదు మునిసిపలు కార్పొరేషను కాంగ్రెసు సభ్యులు 22 మంది సంతకాలతో కార్పొరేషను కార్యదర్శికి ఒక రిక్విజిషన్ సమర్పించారు.

రిక్విజిషన్‌పై సంతకం చేసిన శ్రీరామమూర్తి నాయుడు ఇంతక్రితం మేయరుపై తొమ్మిది నేరాలను ఆరోపించారు. సభ్యుల విశ్వాసాన్ని గోల్పోయారు గనుక మేయరు పదవికి రాజీనామా ఇవ్వవలసిందిగా శ్రీ దుశాజ్‌ను కోరారు.

సామరస్య సంఘ నివేదిక పరిశీలనకు సలహాదార్లతో నేడే హామర్‌షెల్డ్ సమావేశం

సమితి న్యూయార్కు, ఫిబ్రవరి 18:—

కాంగోలో శాంతి స్థాపనకు సమితి సామరస్య సంఘం సమర్పించిన నివేదికను పరిశీలించడానికి సలహాసంఘం తనతో నేడు సమావేశం కావాలని సమితి కార్యదర్శి శ్రీ హామర్‌షెల్డ్ గతరాత్రి ప్రకటించారు.

సామరస్య సంఘం నివేదికను భద్రతాసంఘం సభ్యు లందరకు ఎందుకు అందజేయలేదని అమెరికా ప్రతినిధి అడ్లాయ్ స్టీవెన్సన్ ప్రశ్నించగా హామర్‌షెల్డ్ పైవిధంగా సమాధాన మిచ్చారు. కాంగో సమస్యపై సమాచారం పూర్తిగా అందజేయవలసిన అవసరం కలదని స్టీవెన్సన్ భద్రతా సంఘం సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

స్టీవెన్సన్ ప్రశ్నకు ప్రాతపూర్వకమైన సమాధానాన్ని అందజేస్తూ, బుధవారంనాడు కాంగోనుండి సమితి సామరస్య సంఘం పంపిన నివేదిక అందినదని హామర్‌షెల్డ్ వెల్లడి చేశారు. నిన్ననే హామర్‌షెల్డ్, ఆయన సలహా సంఘం ఈ నివేదికను పరిశీలించడం జరిగింది.

కాంగోలో శాంతిస్థాపనకు సామరస్య సంఘం తన నివేదికలో కొన్ని ప్రాథమిక సూచనలు చేసింది. పూర్తి నివేదిక ఇంతవరకు అందలేదు.

కాంగో వ్యవహారాలపై తనకు తోడ్పడడానికి హామర్‌షెల్డ్ ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. ఈ సలహా సంఘం పరిశీలించిన తరువాతనే కాంగో వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన అధికార పత్రాలను యితరులకు అందజేయడానికి వీలులేదు.

నిన్న జరిగిన సమావేశంలో సామరస్య సంఘం పంపిన నివేదికను యితరులకు అందజేయాలా వద్దా అనే విషయమై అభిప్రాయ భేదాలు పొడసూపాయి. లుముంబా హత్యపై తన అభిప్రాయాలను సామరస్య సంఘం అందజేయలేదు. అంతవరకు ఈ నివేదికను ఇతరులకు అందజేసే విషయమై ఒక అంగీకారానికి రావడం కష్టం.

చైనా - నేపాల్ సరిహద్దు ఒప్పందం

జూలైలో మరోసారిసంభాషణలు

ఖాట్మండూ, ఫిబ్రవరి 18 :—

చైనా, నేపాల్ ఒక సరిహద్దు ఒప్పందంపై సంతకాలుచేయడానికి ముందు వచ్చే జూలైలో ఉభయదేశాలమధ్య మరో పర్యాయం చర్చలు జరుగగలవని నేపాల్ ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

చైనాలోని తూర్పు జర్మనీ రాయబారి

పెకింగ్, ఫిబ్రవరి 18:—

చైనాలోని తమ రాయబారి పాల్‌వాండరస్‌ను, తూర్పు జర్మనీ ప్రభుత్వం పెకింగునుంచి తమ దేశానికి పిలిపించుకొన్నదని నవచైనా వార్తాసంస్థ నిన్న ప్రకటించింది. తూర్పు జర్మనీ తన రాయబారిని ఎందుకు వెనక్కి పిలిపించుకొన్నదో కారణం తెలియదు. ఆయన నిన్న పెకింగునుంచి, బెర్లిన్‌కు బయలుదేరారు.

బర్మాచే "శత్రు" విమానం కూల్పివేత

పైలట్ మరణించినట్టు ప్రభుత్వ ప్రకటన

రంగూన్, ఫిబ్రవరి 18:—

బర్మా విమానశాఖ సైనికులు మొన్న బుధవారంనాడు థాయిలాండ్ సరిహద్దుప్రాంతంలో ఉన్న షాన్ రాష్ట్రాలలో ఒక "శత్రు" విమానాన్ని కూల్చివేసినట్టు బర్మాప్రభుత్వం నిన్నరాత్రి ప్రకటించింది.

థాయిలాండ్ సరిహద్దుకు ఆవల ఒక బర్మా విమానం కూడా కూలినట్టు తెలుస్తున్నది.

శత్రు విమానానికి, బర్మా సైనికులకు కొంతసేపు పోరాటం జరిగినట్టు కూడా ఈ ప్రకటనలో పేర్కొనబడింది.

బర్మా సమాచారశాఖ ఉద్యోగి అందజేసిన ఒక కరపత్రాన్ని అనుసరించి, కూల్చబడిన విమానాన్ని అధికారులు ఫలానాదేశం విమానమని ఉంటుందని గుర్తించలేదని కూడా తెలుస్తున్నది.

(షాన్ రాష్ట్రాలలోను, షాన్ రాష్ట్రాల పరిసర ప్రాంతాలలోను, బర్మా సైనికులకు, మిగిలిపోయిన కొమింటాంగ్ సేనలకు పోరాటం జరుగుతున్నది)

బర్మా సమాచారశాఖ ఉద్యోగి అందజేసిన కరపత్రాన్ని అనుసరించి, నేలకూల్చబడిన విమానం తునాతునకలై పోయిందనీ, విమానంలోని సైనికుడు మరణించాడని తెలుస్తున్నది.

థాయిలాండ్ సరిహద్దుకు అవలివైపు పడిన విమానం ముక్కలను కొమింటాంగ్ సైనికులు ఏరుతూ ఉండగా బర్మాసైనికులు చూచారని కూడా ఈ కరపత్రంలో వివరించ బడింది.

బార్ కౌన్సిల్ పరీక్షలు

హైదరాబాదు, ఫిబ్రవరి 18:—

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ పరీక్షలు హైదరాబాదు సిటీ కాలేజిలో (హైకోర్టుదగ్గర) మార్చి 6,7 తేదీలలో జరుగును. హాలు టిక్కెట్లు మూడురోజులు ముందుగా బార్ కౌన్సిల్ ఆఫీసు పెద్ద అభ్యర్థులకు లభించగలవు.

బొంబాయి - హౌరా మెయిలు ప్రమాదం

67 మందికి గాయాలు

నాగపూర్, ఫిబ్రవరి 18:—

నేడిక్కడ, బొంబాయి—హౌరా మెయిలు పెట్టెలను మార్చుస్తున్నప్పుడు, పెట్టెలు పెట్టెలకు ఢీకొన్న ఫలితంగా 67 మందికి గాయాలు తగిలినట్లు తెలుస్తున్నది.

కొన్ని పెట్టెలలోని లగేజీక్రింద పడ్డ ప్రయాణీకులకు కూడా గాయాలు తగిలినవని. ఆరుగురికి తీవ్రమైన గాయాలు తగిలినందువల్ల వీరిని ఆస్పత్రిలో చేర్చవలసి వచ్చింది. వీరిలో ఇరువురు రైల్వేఉద్యోగులుకూడా వున్నారు.

రెండుగంటల తరువాత, మెయిలు మళ్లీ బయలు దేరి వెళ్ళింది.

* * *

బెల్‌గ్రేడ్, ఫిబ్రవరి 18:—

శ్రీ పాట్రిస్ లుముంబా మరణానికి సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డుకూడా కొంతవరకు బాధ్యుడని యుగోస్లావియా భావిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

నేపాల్‌లో కొత్త మంత్రిత్వ శాఖ

మహేంద్రరాజా ప్రకటన

ఖాట్మండూ, ఫిబ్రవరి 18:—

నేపాల్‌లో జాతీయ శ్రేయోభివృద్ధి మంత్రిత్వశాఖను ఒకదానిని నేపాల్‌రాజు మహేంద్ర నేడు నెలకొల్పుతూ ఒక ప్రకటన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రయోజనాలు, హక్కులు మొత్తం దేశప్రయోజనాలకు అడ్డురాకుండా సమన్వయ పరచడమే ఈ కొత్త శాఖయొక్క లక్ష్యం.

అయితే ఈ కొత్తశాఖను నిర్వహించే మంత్రి పేరును నేపాల్‌రాజు యింతవరకునిర్ణయించలేదు.

విజయవాడ పూర్ణానందం సత్రపు కేసు

హైకోర్టుకు విజయవాడ మునిసిపల్ కమిషనర్ క్షమాపణ

హైదరాబాద్, ఫిబ్రవరి 17:—

విజయవాడ "పూర్ణానందం సత్రపు కోర్టు ధిక్కరణ కేసులో" విజయవాడ మ్యునిసిపల్ కమిషనర్, న్యాయసలహాదారులు శ్రీ సుందరరావు బేషరతుగా అందజేసిన క్షమాపణ పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రారెడ్డి, న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర శాస్త్రిలు, నేడు ఆమోదించారు. ఈ కేసు వివరాలు ఇవి:

పూర్ణానందం సత్రపు ధర్మకర్త యన్. సుబ్బారావు, కోర్టుధిక్కరణదరఖాస్తును హైకోర్టులో దాఖలు చేశారు.

మద్రాసు హైకోర్టు 1948 లో యిచ్చిన తీర్పుననుసరించి, మ్యునిసిపల్‌పన్నులనుంచి మినహాయించినదని, దరఖాస్తుదారులు శ్రీ సుబ్బారావు వాదించారు.

1960 లో విజయవాడ పురపాలక సంఘం పూర్ణానంద సత్రములోని కొన్ని భాగాలు అద్దెకు ఇవ్వబడినవనే కారణం చూపుతూ, దానిపై పన్నువిధించినది. దానిపై అవిధంగా పన్ను విధించే హక్కు మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారం, మ్యునిసిపాలిటీకి లేదని సత్రపు ధర్మకర్త ఆ పిటీషన్‌లో వాదించారు.

చట్టా వ్యాపార చట్టంపై భయానికి తావు లేదు

చట్టా వ్యాపార సంఘాల అధ్యక్షుల సమావేశంలో శ్రీ కనుంగో వివరణ

కలకత్తా, ఫిబ్రవరి 18:—

డిసెంబరు 28 వ తేదీని అమలులోకి వచ్చిన ఫార్వర్డ్ కాంట్రాక్టుల నవరణచట్టంవలన వ్యాపారులు భయపడవలసినదేమీ లేదని కేంద్ర వాణిజ్యమంత్రి శ్రీ నిత్యానంద కనుంగో నిన్న ఇక్కడ చెప్పారు.

దేశంలో చట్టా వ్యాపారం చేస్తున్న గుర్తింపబడిన సంఘాల అధ్యక్షుల, డైరెక్టర్ల రెండవ సమావేశాన్ని ప్రారంభిస్తూ, చట్టాన్ని ఉల్లంఘించకుండా వ్యాపారంచేసే ఏ వ్యక్తికూడ ఈ కొత్తచట్టాన్ని చూచి భయపడవలసినదేమీ లేదని మంత్రి హామీ ఇచ్చారు. సభ్యులను నష్టం ఉండచేసే విధానాన్ని రూపొందించే సందర్భంలో ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ చట్టా వ్యాపార సంఘాల సలహాలను తీసికొనగలదని శ్రీ కానుంగో చెప్పారు.

ఈ కొత్త చట్టంద్వారా ప్రభుత్వం అదనపు అధికారాలను గ్రహించవలసి వచ్చిన కారణాలను వివరిస్తూ జనుమనార చట్టా వ్యాపారంలోని అవాంఛనీయ పరిస్థితి దానికి కారణమని ఆయన చెప్పారు.

జనుమనార వ్యాపారంలో ప్రభుత్వం తీసికొన్న చర్యల విషయం ప్రస్తావించి ఇప్పటికీ ఆ ఉత్తర్వులను సంతృప్తికరంగా పాటించక పోవటం విచారం కలిగిస్తున్నదని శ్రీ కానుంగో అన్నారు. జనుమనార వ్యాపారంలో వూహాగానాలు కొంతవరకు తగ్గినవి, అయితే పత్రికలలో ఎంతవరకు తగ్గినవనేది సందేహమే అనికూడా ఆయన అన్నారు.

పరిస్థితి ఇంకా దిగజారుతుంటే మాత్రం అతి ముఖ్యమైన ఈ వినిమయ వ్యాపారం నుంచి వూహాగానాలను తొలగించటానికి చట్టంలోని 18(3) సెక్షన్‌ను జనుమనార ఒప్పందాలకు అన్వయింప చేయుటం గురించి ప్రభుత్వం ఆలోచించవలసి వస్తుందని మంత్రి హెచ్చరించారు.

ప్రజామత

ఆంధ్రప్రదేశ్ వారపత్రికలలో ఉజ్జ్వలమైన ఏకైక వారపత్రిక

అర్ధడెమ్మీ సైజులో, 24 పుటలతో, ఆకర్షణీయమైన త్రివర్ణముఖచిత్రాకర్షణలతో, ఆకర్షణీయమైన విశేష చిత్రాలతో, వ్యంగ్యచిత్రాలతో, పండిత పామర జనరంజకమైన సుప్రసిద్ధ రచనలతో సర్వాంగ సుందరంగా వెలువడుతున్నది "ప్రజామత" పత్రిక.

విప్లవాత్మకమైన ఉదాత్త భావంతో ప్రజలలో నూతనోత్తేజాన్ని కలిగించే ప్రబోధకరమైన విశిష్ట "సంపాదకీయాలు" తోనూ, రాజకీయవాదులను ఏకపక్షమార్గమునుండి క్షేమమార్గంలోనికి వచ్చునట్లు చేసేడి గంభీర "సింహాగర్జన" తోనూ, ప్రపంచం నడిచే తీరును తెలిపే విమర్శపూర్వకమైన "లోకం పోకడ" వ్యాసాలతోనూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయవాదుల హాస్యము ఫలాయిగా విమర్శించే, మా హైదరాబాదు ప్రత్యేక విలేఖరి "రాజధాని లేఖ" తోనూ, మాయావ్యామోహంలో పడకుండ మహిళలను హెచ్చరించే "పేరంటాలు" శీర్షికతోనూ, దేశంలోగల చలన చిత్రాల్ని ముచ్చటగా ప్రతిబింబింపజేసే టెలివిజన్ వంటి "తెర—తారలు" సినిమా శీర్షికతోనూ, చదువుకు పాఠ్యాలకు బాలలకు మనోల్లాసం విలసింపజేసే "సప్తస్వరాలు" అనే బాలల శీర్షిక తోనూ, ప్రపంచ విజ్ఞాన వికాసాన్ని తెలియజేసే "విజ్ఞాన విషయాలు" తోనూ, వారవారి అదృష్టం ఏలా వున్నదో వారం వారం ఫలితాలను తెలిపే "వారఫలాలు" తోనూ, ఆబాల గోపాలాన్ని ఆనందపరుస్తూ, సర్వాంగ శోభితంగా వెలువడు తున్నది.

ప్రజాభిమత సమ్మతమైనది "ప్రజామత" యే!

మా నియమాలను అంగీకరించి, ఏజెంట్లు లేనిచోట్ల ఏజెంట్లుగా పనిచేయాలంటే—

వివరములకు వ్రాయండి:
డెవలప్‌మెంట్‌శాఖ, ప్రజామత కార్యాలయం,
బసవన్ గుడి — బెంగుళూరు-1.

స్థాపితం 1920
రెడ్డి అండ్ కో. (రిజిష్టర్డు)
గోపాలపురం, తూ. గో. జిల్లా
కుష్ఠు బొల్లి మేహవాడ వగైరా చర్మ సుఖ వ్యాధులకు ప్రత్యేక చికిత్స.
ఆయుర్వేద ఔషధములు లభించును
→ కేటలాగు సలహా ఉచితము.
బ్రాంచీలు: నెల్లూరు — కాపువీధి; సికింద్రాబాదు—3560 కింగ్సువే

LEARN RADIO ENGINEERING BY POST

20 సం.ల అనుభవమున్న దక్షిణ ఇండియాలోని సుప్రసిద్ధ సజ్జచే మంచి ప్రాక్టికల్ ట్రెయినింగుతో సమర్థమైన పోస్టల్ కోర్సు ఇవ్వబడును.

వి. ఎస్. రాజగోపాలన్
టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్
స్మిత్ లేన్, మౌంట్ రోడ్డు, మద్రాసు2
(స్పెన్సర్ వద్ద)
ప్రాస్పెక్టస్ 50 న. పై. ఎం. ఓ. పంపండి.



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ కనుమూరి వెంకట్రావు అండ్ వారి కుటుంబము, కాకినాడ	58—00
మిస్టరు అండ్ మిస్ట్రెస్ బి.బి.కె. శాస్త్రి, భిలాయి	25—00
శ్రీ డాక్టరు ఆర్.యస్. రెడ్డి, కడప	25—00
శ్రీమతి కె. రామసుబ్బమ్మ, కడప	25—00
శ్రీ వి. సుబ్బారావు, భిలాయి	17—00
శ్రీ పి. సుబ్రహ్మణ్యం, తెనాలి	15—00
శ్రీ పి. చెంచిరెడ్డి, నరసన్నపేట	10—00
శ్రీ పాచిగోళ్ళ మధుసూధనరావు, కాకినాడ	5—25
శ్రీమతి చావలి సూర్యనారాయణమ్మ, విజయనగరం	5—00
శ్రీ డి. శ్రీరామమూర్తి, ఆత్రేయపురం	5—00
శ్రీ మొర్ల ధర్మారావు, పెనుగంచిప్రోలు	5—00
శ్రీమతి మొర్ల స్వర్ణలత, పెనుగంచిప్రోలు	5—00
శ్రీ వెంకట్రామసూర్య శేష బాలకృష్ణ, మొర్ల	5—00
శ్రీ కె.వి. కృష్ణారావు, శ్రీకాకుళం	5—00

రూ 1—00 విరాళ మిచ్చినవారు: తిరువతి వెంకటేశ్వరరావు, తోట నాగేశ్వరరావు, బిరుదురాజు వీర్రాజు, మల్లాది వెంకయ్య, వనపులేటి శ్రీరామమూర్తి, అన్నెము సాంబశివరెడ్డి.

కోనూరు వెంకటరంగారావు	1—25
కె. చంద్రరావు	1—01
బండ్ల అప్పయ్య	1—01

నిన్నటివరకు వసూలయిన మొత్తం	1,41,285—33
మొత్తం	1,41,504—85

ఆంధ్రప్రభ భద్రాద్రి రామాలయ నిధి విరాళాల వివరములు సోమవారం పత్రికలో వెలువడవు. తిరిగి మంగళవారం ప్రకటింపబడును. — ఎడిటర్.

రు 42 కోట్ల బృహత్ పథకం

శ్రీకాకుళంజిల్లా పరిషత్తు చైర్మన్‌చే సమర్పణ

(మన విలేఖరి)

శ్రీకాకుళం, ఫిబ్రవరి 16:— శ్రీకాకుళంజిల్లా అభివృద్ధికి రు. 42 కోట్ల బృహత్ పథకాన్ని జిల్లా పరిషత్తు చైర్మన్ శ్రీ బెండి కూర్మన్న జిల్లాస్థాయి సమ్మేళనానికి 12న అంద జేశారు.

జిల్లాలోని నదీజలాలవినియోగం, మాంగనీస్ వంటి ఖనిజాలత్రవ్వకం వంటి వాటిని ఈ ప్రణాళికలో చేర్చాడం జరిగింది.

కలెక్టర్ శ్రీ వి. పి. రామారావు ఈ సమ్మేళనానికి ప్రారంభోత్సవం చేశారు.

ఆరురోజున ఆర్థిక మంత్రి, శ్రీ బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు.

రైతులకు, కంట్రాక్టుదారులకు ఒక శుభవార్త!



రుమేనియన్ UTOS-2 సూపర్ ట్రాక్టర్లు

1. రెడీ స్టాక్స్ మావద్ద లభించును. — ట్రాక్టరును కొనుగోలు చేయడానికి ఇష్టపడువారు పెద్ద కష్టపడవలసిన పనిలేదు.
2. మార్కెట్‌లో ఇంతకు ముందెప్పుడూ దొరకనటువంటి ఉత్తమ ట్రాక్టరు—అతి చౌకగా లభ్యం కాగలదు.
3. అన్ని పనులకు ఉపయోగపడే అత్యుత్తమ ట్రాక్టరు.
4. ప్రతి పనికి వినియోగించుకొనుటకు పిలుగాఅధిక బరువులులాగుటకు, వడిగా పోవుటకును, హైడ్రాలిక్‌ పరికరములు కలిగి, రెండు స్పీడుల బెల్టు పుల్లీ, ట్రస్టింగు ట్రయిలరు నకును, బుల్‌డోజింగు పనులకును గూడ ఉపయోగ పడు గేరుకట్టె పుల్లీ, ట్రాలీకు లిఫ్టు, ఏర్పాటు కలిగియున్నది.

ఆంధ్రప్రదేశ్, మద్రాసు స్టేట్సుకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
దివిజయ ఎంటర్ ప్రైసెస్
గాంధీనగర్ - విజయవాడ-2.

రేడియో

సోమవారం, ఫిబ్రవరి 20
శక 1882 ఫాల్గుణ 1

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉ: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా. 7—15 శంకరరావు: సితార్ పర్‌గుజారి తోడి, 7—30 బెంగారీబాయ్: తుమ్రీ, భైరవి, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా. 8—15 హిం. వా. 8—30 హిందూస్థానీ సంగీత శిక్షణ, రాగ హమీర్, మ: 12—30 కార్మికుల కార్యక్రమము (విజయవాడ నుండి రిలే) 1—00 వి. లక్ష్మి, 1—30 విశ్వవిద్యాలయాలకు, ఆధునిక సాహిత్యముపై పాశ్చాత్య ప్రభావము, ఆధునిక కవిత్వము, 1—50 తె.వా. 2—00 వాద్య సంగీత్, 2—10 ఉ. వా. 2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ) 2—50 వాతావరణ సూచన, సా: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయవార్తలు, 6—15 హిందీలో కదంబ కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 ఘజల్, 7—30 కర్ణాటక సంగీత కచేరీ (విజయవాడనుండి రిలే) 9—00 ఆం. వా. 9—15 ఉ. వా. 9—30 పృథ్వీపుత్రి, నాటిక (విజయవాడనుండి రిలే) 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉ: 6—30 హైదరాబాద్ ఎ వలె, మ: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వేణువు, నిలయవిద్వాంసుడు, 2—20 వి. లక్ష్మి, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సా: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆం. వా. 9—15 లలిత్ సంగీత్, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణసూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉ: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్‌నుండి రిలే) 7—00 తె. వా. 7—15 హైదరాబాద్ ఎ వలె, 7—45 సంగీతశిక్షణ, 8—00 ఆం. వా. 8—15 హిం. వా. మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 జంధ్యాల సత్యనారాయణమూర్తి, 1—30 విశ్వవిద్యాలయాలకు (హైదరాబాద్ నుండి రిలే) 1—50 తె. వా. 3—30 శ్రోతలు కోరిన పాటలు, 4—15 వాతావరణసూచన, సా: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 మధుర మణి అయ్యర్, లాల్‌గుడి జి. జయరామన్: వయొలిన్, డి. రామమోహనరావు, మృదంగం, 9—00 ఆం. వా. 9—30 పృథ్వీపుత్రి, నాటిక, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉ: 6—55 మంగళగానం, 7—15 త. వా. 7—30 ఆర్. మయూరవల్లి, 8—00 మధుర గీతం, మ: 12—30 మాధ్యమిక పాఠశాలలకు 1—30 గానమంజరి, 1—40 హిం. వా. 1—50 గీతమంజరి, 2—00 త. వా. 2—40 వాతావరణ సూచన, సా: 5—30 సి. ఎస్. బాలసుబ్రహ్మణ్య అయ్యర్, వయొలిన్, 7—15 త. వా. 8—00 శ్రీరంగం ఆర్. కణ్ణన్, 8—50 ప్రకటింపబడును, 9—00 కదంబం, 9—15 హిందీ పాఠము, ఆర్. వేణుగోపాలన్, 9—50 డి. కిట్టప్ప, గోటువాద్యం, కల్పాతి ఎ. రామనాథన్, మృదంగం, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉ: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా. 7—15 వాద్యగోష్ఠి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. మ: 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆం. వా. 1—40 గాత్ర సంగీతం, 1—50 తె. వా. 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సా: 5—30 పాశ్చాత్యసంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము) 6—00 ఆం. వా. 6—05 మద్రాస్ ఎ వలె, 6—35 వి. ఆర్. రామలింగం, 7—00 తె. వా. 7—15 సంగీతమాల, 7—30 తాళవాద్య కచేరీ, నిలయవిద్వాంసులు, 7—50 'వనుదు తపాల్‌పెట్టి' 8—00 శ్రోతలుకోరిన పాటలు, 8—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా. 9—15 రేడియో నాటక గీతాలు, 9—30 పృథ్వీపుత్రి, నాటిక, (విజయవాడనుండి రిలే) 10—30 ప్రసార సమాప్తి.

విపణివీధి

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

ఉస్తా	45—00
(మెట్ట) పెసలు	50—00
నల్ల పెసలు నీలాలు	44—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	48—00

జయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 18:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం తులాసా	143—75
సావరిన్	96—00
వెండి	240—50
కాసా	2.44

MILLER BANIANS
మిల్లర్ హొజైరెస్ రెండు లేర్ల బనియన్లు వాడండి!

శూలహరిణి పరిణామశూలలకు లేక కడుపు నొప్పులకు

చిరకాలముగా ప్రసిద్ధి గాంచిన ఔషధరాజము. ఇట్టి శూలహరిణి కనిపెట్టి నటువంటియు కడుపు నొప్పులకు స్పెషలిస్టు అయిన డాక్టరు పి. సుబ్రహ్మణ్యంగారు 1961 ఫిబ్రవరి నెలలో యీ క్రింది విధముగా మకాము చేసెదరు.

చిత్తూరు 21—22 తేదులలో, హోరియన్‌టల్ లాడ్జింగు మెయిన్‌రోడ్డు.

మదనపల్లి 24 తేదీ, బొంతల వెంకటరామయ్యగారి సత్రం

ఉదయం 8 ఘంటలు మొదలు సాయంత్రము 6 ఘంటలవరకు సంప్రదించ వచ్చును.

అనుభవ వైద్యశాల— నెల్లూరు—2.

ప్రపంచములో నేను ఏ ఒక్కరిని పిచ్చివాండ్లనుగా ఉండ నివ్వను.

ఒక్కరోజు వైద్యముతో గుణము విచ్చును పదిరోజుల మందు ఖర్చు రు. 25
మెంటల్ ఆయిల్ రు. 8

రాజవేద్ పండిత
మనోహర్‌లాల్ మిశ్ర,
హూస్పెని అలప్ ఆశ్రమ్
చౌక్ మైదాన్ ఖాన్, చార్మినార్.
హైదరాబాద్ — ఆంధ్రప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిశ్రమలు, వాణిజ్యశాఖ.

లఘుపరిశ్రమల అభివృద్ధి కార్యక్రమం క్రింద, హైదరాబాదులో చందూలాల్ బారాదరీ ప్రాంతంలో ఒక పారిశ్రామిక ఎస్టేటు నెలకొల్ప బడుతున్నది. ఇక్కడ 'బి' నమూనావి 4,'సి' నమూనావి 6, 'డి' నమూనావి 8, ఫ్యాక్టరీ భవనాలు నిర్మింప బడుతున్నాయి.

ఈ ఎస్టేటులో లఘుపరిశ్రమలు స్థాపించ దలచిన పారిశ్రామిక వేత్తల నుంచి ఫ్యాక్టరీ భవనాల కేటాయింపు కొరకు గాను, దరఖాస్తులు కోరబడుతున్నాయి. నిర్ణీత దరఖాస్తు ఫారములను హైదరాబాదు, చిరాగ్‌అలీ లేనులోని పరిశ్రమలు, వాణిజ్యశాఖ డైరెక్టరు కార్యాలయమునుంచి పొందవచ్చును. కేటాయింపుకు సంబంధించిన షరతులు, ఇతర వివరాలను కూడా యీ కార్యాలయమునుంచి తెలుసుకొన వచ్చును.

డైరెక్టర్,
పరిశ్రమలు, వాణిజ్యశాఖ.

ప్రకటన

హైదరాబాద్ హైకోర్టులో ఒరిజినల్ జూరిస్ డిక్షన్.

1956 కంపెనీల చట్టం విషయంలోను లిక్విడేషనులో వున్న చిత్తూరులోని వెజిటాబుల్సు లిమిటెడ్ విషయంలోను కంపెనీ పిటిషన్ నం. 4 ఆఫ్ 1957

తమ క్లెయిమును రుజువు పరచుకొనే నిమిత్తం క్రెడిటర్లకు నోటీసు

పై కంపెనీ క్రెడిటర్లకు యిందుమూలమున తెలియపరచునదేమనగా వారు పై కంపెనీకి సంబంధించిన తమ అప్పుల లేదా క్లెయిముల సాక్ష్యాధారములను కోర్టు అఫీషియల్ లిక్విడేటరుకు అఫీషియల్ లిక్విడేటరు ఆఫీసులో 8—3—61 లోగా, దాఖలు చేసుకొనవలెను. లేదా అఫీషియల్ లిక్విడేటర్‌కు సదరు తేదీలోగా చేరులాగున పోస్టుద్వారా పంపవలెను. అందుకుగాను నిర్ణీత ఫారములో ఒక అఫిడవిట్టును తమ అప్పు లేదా క్లెయిము రుజువు పరుస్తూ, తమ పేరు, అడ్రెసు, అప్పులేదా క్లెయిము వివరములు 530 సెక్షన్ క్రింద ప్రయారిటీ వున్న ఏదైనా సెక్యూరిటీలు ఉన్నగునవ్రాసి పంపవలెను. సదరు గడువులోగా ఏ క్రెడిటరు అయినను ఆవిధముగా తన సాక్ష్యాధారములతో అఫిడవిట్టును దాఖలు చేయని పక్షంలో తన అప్పు రుజువు చేయబడేలోగా గావింపబడు ఏదైనా డిస్ట్రిబ్యూషన్ ప్రయోజనమునుండిగాని, లేదా అట్టి డిస్ట్రిబ్యూషన్‌ను ఆక్షేపించు హక్కునుండిగాని, సదరు క్రెడిటరు మినహాయింప బడును.

ఏ క్రెడిటరు అయినా తన సాక్ష్యాధారమును పంపి ఉన్నయెడల అఫీషియల్ లిక్విడేటర్‌నుండి లిఖిత పూర్వకముగా నోటీసుద్వారా కోరబడే పక్షంలో, స్వయముగా గాని, అడ్వకేటుద్వారాగాని, సదరు క్రెడిటరు, అట్టి అప్పులేదా క్లెయిము విచారణకు, సదరు నోటీసులో తెలిపిన తేదీన ఆయాసమయమున హాజరై తనఅప్పు లేదా క్లెయిమును బలపరచు దరిమిలా సాక్ష్యాధారమును రుజువుచేయవలెను.

ఈ 1961 ఫిబ్రవరి 16వ తేదీ

(సం.) టి. లక్ష్మయ్యా.
అఫీషియల్ లిక్విడేటర్,
వెజిటాబుల్సు లిమిటెడ్ (లిక్విడేషనులో)
అఫీషియల్ లిక్విడేటరు ఆఫీసు,
3—4—854, బర్కత్‌పుర,
హైదరాబాద్.

నేషనల్ గాజులు
నేషనల్ గొల్డు కవరింగు కంపెని

ఛాంపియన్

ఛాంపియన్ బనియన్లు
ఛాంపియన్ నిట్టింగ్ కంపెని
P.B.42. తిరుప్పూర్

మనస్సు
అదుపులో లేకపోతే
ఉన్మాదం అవుతుంది
*పిచ్చి వెర్రి, పిచ్చి అలవాట్లు
*పిచ్చిగా చూడటం
*చింత, విచారం
*జ్ఞాపకశక్తి నశించుట
*ఆలోచనా శక్తి లోపించుట
*ఆత్మనిగ్రహ రాహిత్యం
*భ్రాంతి, మతి విభ్రమం
ఇవన్నీ ఉన్మాద లక్షణాలు
వాటిని ప్రారంభంలోనే
అంతమొందించండి
స్వయంగాగాని పోస్టుద్వారాగాని వీరిని సంప్రదించండి.

కవిరాజ్ పండిత్
దుర్గాదత్తశర్మ,
వైద్యవాచస్పతి

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City (India).

అశోకా అమ్లా రత్నత్రయము
అశోకాఆమ్లా హేరాయిల్
పొమేడ్-బ్రిలియన్‌టైన్
నల్లనికురులకు
చల్లనిగుణమునకు



విజయ కెమికల్స్, మద్రాసు-7

ఖమ్మంజిల్లా పరిషత్తు

ఖమ్మం జిల్లాపరిషత్తు అధికారములోనున్న ప్రాంతములలో పనిచేయుటకు యీ క్రింది వివరించిన ఉద్యోగములకు 25—2—1961 తారీఖు వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. తగిన అర్హతలు కలవారు స్వంత ఖర్చులతో జిల్లా పరిషత్తు కార్యాలయమువద్ద జిల్లా సెలక్షను కమిటీముందు యింటర్వ్యూకు హాజరు కావలెను. సెలక్టు కాబడిన అభ్యర్థులు నిర్ణయించిన శిక్షణ పొందవలెను. దరఖాస్తులు సాదా కాగితముమీద ఈ క్రింది వివరములతో వ్రాసి పంపవలెను.

1. దరఖాస్తుదారుని పూర్తిపేరు:
2. తండ్రిపేరు, 3. ప్రస్తుతపు చిరునామా:
4. శాశ్వత చిరునామా:
5. పుట్టిన స్థలము:
6. విద్యార్హతలు
7. గడచిన 5 సంవత్సరములలో ఒక సంవత్సరముకంటె హెచ్చుగానున్న ప్రదేశము యొక్క చిరునామా
8. ఇదివరలో ఉద్యోగము చేసియుండిన యెడల వివరములు:
9. ఏ వుద్యోగము కొరకు పెట్టినది:

తెలంగాణా నివాసులు లభ్యమయినచో యితరులు తీసుకొనబడరు.

లోగడ అనుభవముకల ప్రభుత్వ, స్థానికసంస్థల ఉద్యోగులకు, ఖమ్మంజిల్లా పరిషత్తులో పనిచేసినవారికి ప్రత్యేక ప్రాముఖ్య మివ్వబడును.

అభ్యర్థులు తమదరఖాస్తులను కార్యదర్శి, జిల్లాపరిషత్తు ఖమ్మం చిరునామాకు పంపుతూ కవరు పై భాగమున — — — — — — — కొరకు దరఖాస్తు అని వ్రాయవలెను.

యోగ్యతా పత్రములకు కాపీలు చేయించి డిప్యూటీ తాసీల్దారు ఉద్యోగమునకు తక్కువగాని, ఉద్యోగులచే సర్టిఫై చేయించి దరఖాస్తులో జతపరచి పంపవలెను.

అర్హతలు, వయోపరిమితులు, షరతులు, నిబంధనలు, ప్రతి ఉద్యోగమున కెదురుగా వివరింపబడినవి.

ప్రతి దరఖాస్తుదారు 5 రూపాయలు ఖమ్మంజిల్లా పరిషత్తుకు పోస్టలు ఆర్డరుద్వారా చెల్లించవలెను. షెడ్యూలు కులములు, మరియు వెనుకబడిన జాతులవారు యీ రుసుము చెల్లించ నవసరము లేదు. కాని పై నుదహరించినవారు తమ తమ తాసీలుదారు, లేక డిప్యూటీ తాసీలుదారు వద్దనుండి తమ జాతిని తెలుపు సర్టిఫికేటును అప్లికేషనుతో జతపరచి పంపవలెను. (అట్లు జతపరచని దరఖాస్తులు తీసుకొనబడవు.)

జతపరచిన యోగ్యతాపత్రములలో యదార్థములను నిరూపించని దరఖాస్తులు నిరాకరింపబడును.

ఉద్యోగము యొక్క పేరు	షెడ్యూల్డు కులముల తెగకు	వెనుకబడిన జాతులకు	మిగిలిన వారికి	మొత్తం ఖాళీలు	గ్రేడు	అర్హతలు
గ్రామ సేవకులు	3	5	12	20	50—3—92—4—120	మెట్రిక్యులేషను, లేక దానికి సరియయిన పరీక్షలో ఉత్తీర్ణులై యుండుట, అభ్యర్థులు 1—1—61 తేదీనాటికి 18 సంవత్సరములు నిండి, 30 సంవత్సరములు మించి యుండకూడదు.
లోయరు డివిజను గుమాస్తాలు	2	4	9	15	50—3—92—4—120	
టైపిస్టులు	—	—	—	3	50—3—92—4—120	మెట్రిక్యులేషను, లేక దానికి సరియయిన పరీక్షలో ఉత్తీర్ణులై యుండుట మరియు టైపు లోయరు పరీక్షలో ఉత్తీర్ణులై వుండవలెను. అభ్యర్థులు 1—1—1961 తేదీనాటికి 18 సంవత్సరములు నిండి, 30 సంవత్సరములు మించి యుండకూడదు.
జీపు డ్రైవర్లు	—	—	—	2	41—2—65	ఎస్సెస్సెల్సి ఉత్తీర్ణత, మరియు డ్రైవింగు లైసెన్సు పొంది యుండుట.

యం. వి. సుబ్బారావు,
కార్యదర్శి, జిల్లాపరిషత్తు కార్యాలయము, ఖమ్మంజిల్లా.



UNIQUE GIFTS TO ANNUAL SUBSCRIBERS

*A beautiful multicoloured pictorial calendar of 1961 for every annual subscriber for each magazine, sent directly from Moscow with the first issue.

*Reduced subscription rates for every two-year subscriber and pictorial calendars of 1961 and 1962 sent with first issues of each year.

SOVIET UNION
(in English, Hindi & Urdu)
Annual Rs. 6.75 2-year Rs. 10.00
SOVIET WOMAN
(in English & Hindi)
Annual Rs. 4.25 2-year Rs. 6.00

Subscriptions accepted at:
విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్, బకింగ్‌హాంపేట పి. ఓ., విజయవాడ—2. పీపుల్సు బుక్‌హౌస్, హైదరాబాద్—2., ఎన్ సి బి హెచ్ ప్రైవేట్ లిమిటెడ్, 6 నల్లతంబిచెట్టి వీధి, మద్రాసు—2.

ADCRAFTS

ఆంధ్రప్రభ వివిధవ్యాసానుబంధం

నాగార్జున కొండకు నా యాత్ర:

ఆంధ్రావనికి 'అన్నపూర్ణ' నాగార్జున సాగర్

[మా ప్రత్యేక విలేఖరి]

ఒకవైపున సచేతనుడైన మానవుడు—మరో వైపు జడ ప్రకృతి—ఈ రెండు శక్తులకూ అనుక్షణం జరిగే పోరాటమే విశ్వచరిత్ర. ఈ సంఘర్షణ ఈనాటిది కాదు. ధాత్రిపై మానవుడు అవతరించిన నాటినుంచి ఈ అనాది సంఘర్షణ సాగుతున్నది. ఒకక్షణంలో చిరునవ్వు, మరోక్షణంలో విషాదం, ఒక నిమిషంలో విజయం, మరునిమిషంలో పరాజయం, ఒక ఘడియలో ఆశ, మరోఘడియలో నిరాశ—ఇలా ఈ ద్వంద్వాలమధ్య ప్రతిక్షణం పోరాడుతూ మానవుడు విశృంఖల విశాల ప్రకృతిని మచ్చిక చేసుకోడానికి, తనదిగా దానిని మలచుకోడానికి, ప్రకృతి అద్దంలో తనను తాను ప్రతిఫలింప చేసుకోవడానికి అనాది సంఘర్షణ సాగిస్తున్నాడు. ఈ సంఘర్షణకు, ఈ నిత్య చైతన్య విజయ యాత్రకు నాగార్జునసాగర్ నిర్మాణం ఒక ప్రత్యక్ష నిదర్శనం.

కృష్ణాతీరంలో నల్లగొండజిల్లాలోని నందికొండ గ్రామంవద్ద నాగార్జునసాగర్ నిర్మాణం జరుగుతున్నది.

కృష్ణాతీరంలో అనేక రాజవంశాలు పుట్టి, పెరిగి, విరిగినవి. శాతవాహన, ఇక్ష్వాకు, పల్లవ, చాళుక్య, కాకతీయ, విజయనగర సామ్రాజ్యాల నాగరికతలకు కృష్ణ సాక్షి. రాజ్యాలూ—నాగరికతలే కాదు, హిందూ, బౌద్ధ, జైన మతాలు కృష్ణవేణమ్మఒడిలోనే పెరిగినవి.

గోదావరి తరువాత, దక్షిణాపథంలో కృష్ణానది పెద్దది. పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరంవద్ద పుట్టిన కృష్ణ బొంబాయి, మైసూరు రాష్ట్రాలగుండా ప్రవహించి, ఆంధ్రావనిలో మజిలీచేసి, బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఈ నది పొడుగు 775 మైళ్ళు. నదీపరీవాహ ప్రాంతం వైశాల్యం 97,050 చదరపు మైళ్ళు.

విజయపురి రాజధానిగా ఇక్ష్వాకురాజులు కృష్ణాతీరంలో పరిపాలన చేశారు. నాగార్జునాచార్యుల మహాయాన మాధ్యమిక వాదానికి పుట్టినిల్లు, కృష్ణానదీ తీరంలోని నాగార్జునకొండ. ఈనాడు ఇక్కడ ఆంధ్రధరణిని యావత్తూ సస్యశ్యామలం చేయగల నాగార్జునసాగర్ డామ్ నిర్మాణం జరుగుతున్నది. ఆచార్య నాగార్జునుల పేరట ఈ డాముకు నామకరణం కావించడం ఎంతో సముచితం.

ప్రధానిచే శంకుస్థాపన

1955 డిసెంబర్ 10 వ తేదీన భారత ప్రధాని శ్రీ నెహ్రూ ఆంధ్రప్రజల భావిజీవితాన్ని సముజ్వలం చేయగల నాగార్జునసాగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నిర్మాణావకాశాలు

కృష్ణాతీరంలో నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద నిర్మించబడుతున్న నాగార్జునసాగర్ డామ్ నిర్మాణం పూర్తి అయిన తరువాత దిగువ కృష్ణాతీరంలోని భూములన్నీ సస్యశ్యామలం కాగలవు. కృష్ణానదికి అడ్డంగా నిర్మిస్తున్న ఈ డాముకు కుడి, ఎడమ వైపుల రెండుకాలవలు త్రవ్వబడినవి. డాము నిర్మాణానంతరం భూములకు నీటివసరు సౌకర్యం లభించడం మాత్రమే కాక, విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే అవకాశంకూడా ఉన్నది. డాము మొత్తం పొడుగు 15,496 అడుగులు. ఎత్తు 48 అడుగులు. రిజర్వాయరు మొత్తం వైశాల్యం 110 చదరపు మైళ్ళు.

కుడికాలువ

నాగార్జునసాగర్ కుడికాల్వకంటె పెద్ద కాలువ ప్రపంచంలో మరెక్కడా లేదు. కుడికాలవ పొడుగు 276 మైళ్ళు. 2100 క్యూసెక్కుల నీరు ఈకాలవలో ప్రవహించ కలదు. ఈ కుడికాలవ నిర్మాణానికి 61,10కోట్లరూపాయలు ఖర్చు గావింపబడుతున్నది. కుడికాలవ, అనుబంధ కాలవల మొత్తం పొడుగు 6500 మైళ్ళు. ఈ అనుబంధ కాలవలు, కుడికాలవనుంచి నీటిని మూలమూలల గల భూములకు చేరవేస్తాయి. కుడికాల్వ శాఖలుగా 28,000 పంటకాల్వలు కూడా త్రవ్వబడుతున్నవి. మరోవిధంగా చెప్పాలంటే కుడికాలవ మనిషి నిర్మించిన ఒక పెద్ద నది అని చెప్పవచ్చు. ఈ కాలవ డాముకు కుడివైపునుంచి ప్రారంభమై పతువేములకొండల ప్రక్కనుంచి ప్రవహిస్తూ వెళ్ళి, గుంటూరు కర్నూలు, నెల్లూరు జిల్లాల భూములను జలసంసిక్తం కావించి, సోమశిలవద్ద పెన్నానదిలో సంగమిస్తుంది. ఈ కాలవ వెడల్పు 250 అడుగులు. లోతు 15 అడుగులు. జల ప్రవాహ వేగం సెకండుకు 5.26 అడుగులు. ఈ కాలవవల్ల పల్నాడు, గుంటూరు వినుకొండ, తాలూకాలలో కొంతభాగం భూములకు, సత్తెనపల్లి, నరసరావుపేట, ఒంగోలు తాలూకా భూములకు పూర్తిగాను, మార్కాపురం తాలూకాలోని భూములలో కొంతభాగానికి, దర్శి, పొదిలి, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు తాలూకాల భూములలో కొంత భాగానికి, కందుకూరు, కావలి, కోవ్వూరు తాలూకాల భూములకు పూర్తిగాను, నీటివసరు సౌకర్యం లభిస్తుంది. ప్రస్తుతం సాగులో లేకుండా ఉన్నభూమి 18,58 000 ఎకరాలు ఈ కుడికాలువ నిర్మాణ ఫలితంగా సాగుక్రిందికి వస్తుంది. ఏడాదికి 7 లక్షల టన్నుల అదనపు పంట రాలుబడికి అవకాశం ఉన్నది. ఈ కాలవ క్రింద, చెరకు, జొన్న, వేరుశనగ, ప్రత్తి, సావెగింజలు, మిరప, బియ్యం, పంటలు పండుతాయి.



'పైలాన్' 'నాగార్జునసాగర్' చిహ్నమైన స్తంభము. ప్రధాని నెహ్రూ దీనికి శంకుస్థాపన కావించారు.

ఎడమకాల్వ

ఎడమకాలువ పొడుగు 140 మైళ్ళు. 15 000 క్యూసెక్కుల నీరు ఈ కాలవలో ప్రవహించ గలదు. ఈ కాలవ నిర్మాణానికయ్యే ఖర్చు 26.20 కోట్ల రూపాయలు. కాలవ వెడల్పు 95 అడుగులు. లోతు18. 5 అడుగులు. ప్రవాహవేగం సెకండుకు 4.80 అడుగులు.

నల్లగొండ జిల్లాలోని మిరియాలగూడెం, హుజూర్‌నగర్ తాలూకాలకు, కృష్ణాజిల్లాలోని నందిగామ తాలూకాకు ఈ కాలువవల్ల నీటివసరు లభించగలదు. క్షామపీడిత ప్రాంతాలలో పది లక్షల ఎకరాల భూమికి ఈ కాలువవల్ల నీటివసరు లభిస్తుంది. ఈ కాలువ నిర్మాణ ఫలితంగా ఏడాదికి ఆహారపంటలు రాలుబడి 4 20,000 టన్నులకు, చక్కెరపంట 50,000 టన్నులకు పెరుగుతుంది. ఇంతేకాక ఈ కాలవ పల్ల అడవులకు, బీడుభూములకు 1,50,000 ఎకరాలమేరకునీటి సదుపాయం లభిస్తుంది.

విద్యుదుత్పాదనావకాశాలు

నాగార్జునసాగర్ ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టు అయినప్పటికీ ఈప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో విద్యుదుత్పాదనావకాశాలు కూడా దృష్టిలో ఉంచుకొనబడినవి. 4.00,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని నాగార్జునసాగరంనుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. (సశేషం)



నాగార్జునసాగర్ నిర్మాణంలో నిమగ్నులైన కార్మికులు

హాలేబీడు-వైశాలేశ్వరాలయ శిల్పం

వైనూరు రాష్ట్రంలో బేలూరు దేవాలయం తర్వాత చెప్పదగినవి హాలేబీడు- సోమనాథ పురదేవాలయాలు. ఇవికూడ హొయసల రాజుల పాలనకాలంలో జక్కనాచార్యుల పర్యవేక్షణ క్రింద ఆయన శిష్య ప్రశిష్యులద్వారా నిర్మితాలైనవే. జక్కనాచార్య నిర్మితాలే అని ఆ ప్రాంతాన పెటిటి ప్రసిద్ధి వున్నది. అయితే, జక్కనాచార్య శిల్ప సంప్రదాయాలూ, లక్షణాలూ ఈ ఆలయాలలో సంపూర్ణంగా వుండడంవల్ల తన్నిర్మితాలే అని కళావేత్తలూ గ్రన్థాలూ భావించడంలో ఆశ్చర్యం లేదు.

హాలేబీడుకు మొదటి పేరు ద్వార సముద్రం. ఇది హొయసల రాజుల రాజధాని నగరం. హొయసలులు కొంతకాలం ద్వార సముద్రం రాజధానిగా చేసుకొని కర్ణాటాన్ని పరిపాలించి, ఆటు తరువాత బేలూరును రాజధానిగా చేసుకొన్నారు. ఈనాడు హాలే బీడులో మిగిలినవల్లా అనిర్వచనీయ శిల్పకళకు నిలయాలైన దేవాలయాలు మాత్రమే. ఆ ప్రాచీన రాజధాని వైభవం అంతా రూపరి పోయినది. ఇక్కడవున్న దేవాలయం హొయసలేశ్వరునిది. ఈ ఆలయం లోనే నగభాగంలో శాంతలేశ్వర స్వామి కూడా ఉన్నాడు. హొయసల రాజులు ఈదేవాలయాన్ని నిర్మింపజేయడానికి రమ్యమైన — యదార్థమైన ఒకకథ చరిత్రలో ఉన్నది.

ద్వార సముద్ర పాలకులలో పూర్వుడగు ఒక రాజు సాలుడనే పేరుగలవాడుండేవాడు. అతడు దేవి భక్తుడు గూడ, వీరి ఉపాస్య దేవత వసన్తీదేవి. ఈ దేవతాలయమొక అడవిమధ్యలో న్నున్నది. ఒకసారి సాలభూపతి వసన్తీదేవిని పూజిస్తుండగా ఒక పెద్దపులి 'కాంద్రు కాంద్రు' మంటూ దేవాలయం వైపుకు పరుగెత్తుకొని వస్తున్నదట. ఆకొన్న ఆ బెబ్బులిని చూచి ఆదేవళము పూజారి వాటితో తన కథ పూర్తి అయినదను కొన్నాడు. అయినా, రాజదగ్గ రనేవున్నాడు కాబట్టి ధైర్యాన్ని చిక్కబట్టి ''హొయ్‌సాల'' అన్నాడు. హొయ్‌సాల అంటే ''సాలుడా కొట్టు'' అని అర్థమట. అంతట రాజు పెద్ద పులిని చంపి తన ప్రాణాలతో గూడా పూజారి ప్రాణాలను కాపాడినాడట. సాలుడు చేసిన వ్యాఘ్ర సంహారవార్త పూజారి వల్ల దేశంలో వ్యాపించి పోయినది. అతని శౌర్య పరాక్రమాలకు ముగ్ధులైన జనులు వాటినుండి ఆ రాజును హొయ్‌సాలుడనీ పిలువ సాగారు. ఈతడు వృద్ధి చేసిన రాజ్యమే హొయ్‌సాల రాజ్యము. ఈ రాజు శివభక్తుడు. దేవీ భక్తుడు అయినందువల్ల ద్వార సముద్రంలో తన పేరుతోనే హొయసలేశ్వరల లింగాన్ని, రాజ్యం శాంతి సమృద్ధంగా వుండడానికి శాంతలేశ్వర లింగాన్ని స్థాపించి ఒక దేవాలయాన్ని నిర్మింప జేసినాడు. ఈ ఆలయం హొయసాల వీర భల్లాణ—జక్కనాచార్యుల కాలాన సుందర సుందర శిల్పాలతో నిండిన ఒక కళా భాండారంగా తయారయినది. ఈనాడు ఖండ ఖండాంతర యాత్రికులను ఆకర్షించే కళాక్షేత్రం ద్వార సముద్రంలోని ఈ హొయసలేశ్వరాలయం.

ఇక్కడి హొయసలేశ్వర స్వామిని వైశాలేశ్వరుడని కూడ అంటారు. శాంతలేశ్వర లింగం హొయసలేశ్వరలింగం రెండూకూడా ఒకే దేవాలయంలో అర్ధార్ధ భాగాలలో ప్రతిష్ఠితాలై వున్నవి. ఈదేవాలయం ప్రతిశిలా ఖండంమీద వున్న శిల్పం సర్వమనోజ్ఞం అని చెప్పవలసిందేకాని, ఇట్టి దట్టిదని వర్ణించడం అసాధ్యం. భారత రామాయణ గాథలు, దశావతారలీలలు, శివలీలా విశేషాలు, క్షీరసాగర మథనాది హైందవ పురాణాంశాలు ఒక్కటేమిటి ఎన్నో అంశాలు ఆ మహాశిల్పులు ఈదేవాలయంమీద తీర్చి పెట్టినారు! ఇక్కడ భారత సంస్కృతి విశేషాలు తెలియని వారెవరూ ఆశ్చర్యంలేదు. అక్షరజ్ఞానం లేనివారికి గూడ ఈ సుందర శిల్పాల వృత్తాంతాలు అఖండ జ్ఞానాన్ని—సంస్కారాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలనూ రేకెత్తింప చేయడానికే ఆ శిల్పులు వీటిని పూర్వాన్ని అవలంబించినారని నాకప్పుడు తోచినది. కొన్ని కొన్ని శిల్ప ఖండాలు మాత్రం చెడిపోయి వున్నవి. అయినా సౌందర్యం కొరతపడలేదు. 'శిథిల మై నిరుపమ శ్రీలతో నూత్న విశ్వమోహన శక్తి వీడలేదు.'' అన్న ఒక కవి శరభాచార్యులుగారి కవిత ప్రత్యక్ష రహస్యమనిపించినది. ఆ శిల్పులు ఈ శిలలను వెన్నముద్దలుగా చేసికొని ఈ దివ్య శిల్పాలను తీర్చి వుంచారు.

గర్భాలయ ద్వారాలవద్ద నిర్మించిన ద్వార పాలకుల మట్టాన్ని చెక్కిన ఆ తీగలూ, పూలూ, ఆ తోరణాలూ ఇప్పుడుగూడ నాకన్నులలో మెదులుతున్నవి. ఈ దేవాలయాలు శిల్పంవి కాబట్టి వీటి కెదురుగా రెండు పెద్ద పెద్ద నందులున్నవి. ఆ నందులు గూడ ప్రత్యేక ప్రత్యేకమైన పెద్ద మండపాలలోనే ప్రతిష్ఠింపబడినవి. ఈ నందులు నిలువెత్తుకు మించివున్నవి. నేను వాటి పాద మూలాన నిలబడి చేయెత్తి తాకితే వాటి ముక్కు మాత్రమే అందినది నాకు. ఈ దేవాలయంమీద క్రింది భాగాన ఒకవరున గుర్రాలు, ఇంకొక వరుస ఉన్నవి ఏనుగులు. మరొక వరుసన రథాలు తీర్చబడి ఇవి చతురంగబలాలకు సూచకాలు. ఇంకో విశేషం ఏమంటే, ఒక ఐరోపాదేశీయుని విగ్రహం గూడ కోటు, సూటు, బూటు, హ్యాటూ — ధరించినది ఇక్కడ తీర్చబడి వున్నది. ఈ దేవాలయశిల్పం పన్నెండవ శతాబ్దిది. కాబట్టి అప్పటికే మనకు ఐరోపీయులపరిచయం పూర్తిగా ఉన్నట్టు యీ శిల్పపుతీర్పు చెప్పుచున్నదన్నమాట! ఇలా ఎన్నెన్నో చారిత్రక రహస్యాలు సవిమర్శంగానూ, కూలంకషంగానూ ఈ దేవాలయ శిల్పాలను చూస్తే తెలుస్తవి.

కన్నడ దేశంలో జైనమతం గూడ ఒకప్పుడు ముమ్మరముగా వ్యాపించినది. ఈహొయసాల రాజులు గూడ దాని ధాటికి లోబడిపోయి, జైనులుగా మారిపోయినారు. హొయసాల వీర భల్లాళుడు జైనమతంవాడే. రామానుజాచార్యుని ప్రబోధంవల్ల ఇతడు విష్ణువర్ధనుడుగా మారే వరకు ఇతడేమి, ఇతనిపూర్వులుకొందరేమి జైన దేవాలయాలను, జైన శిల్పాలను నిర్మింపచేసినవారే మతము జైనమైనా కళాపోషణ చేయడంలో మాత్రం వీరు వెనుకబడలేదు. కళాలక్ష్మి ఈ సంకుచిత కుల మత వర్గ విభేదాలకు అతీతురాలు గాబట్టి, ఆమె సర్వుల కైమోడ్పులను పొంది, జగదారాధ్య అయితీరుతుందిగదా! వీరు నిర్మించిన జైన దేవాలయాలు గూడ చిత్రవిచిత్ర శిల్ప రహస్య సమంచితాలు అనేకం వున్నవి.

ఈ వైశాలేశ్వర దేవాలయానికి మూడు నాలుగు మైళ్ళ దూరంలోనే జైనుల పార్శ్వనాథ దేవస్థాన మొకటున్నది. దానిలోని స్తంభాలలో అద్భుత శిల్ప విశేషా లున్నవి. ఈ స్తంభాలు పైకి చూడడానికి నున్నగానూ, గుండ్రంగానూ వుంటవి. ఒకస్తంభాన్ని తడిగుడ్డతో తుడిచి దానిలో మన ప్రతిబింబాలు చూచుకొన్నట్లయితే సమమూర్తి నడుమునుండి పైని వున్న పూర్వకాయం ఎలా కనబడుతుందో, అలాగే అధఃకాయంగూడా కాళ్ళతోగాక తలక్రిందులైన పూర్వకాయంగానే కనబడుతుంది. అంటే, ఒక మనిషిని నడుములవలరకు ఖండించి, కాళ్ళుతీసివేసి నడుముపై భాగపుటాకృతిని మరొకదాన్ని తలక్రిందుచేసి ఆ రెండు ముక్కలూ నడుములవద్ద అతికించితే ఎలావుంటుందో ఆలా మన మూర్తి వుంటుందన్నమాట. ఇంకొక స్తంభంలో నిలువునా అర్ధభాగంమాత్రమే మనపీడ గోచరిస్తుంది. ఇంకో స్తంభంలో తలక్రిందులై వుంటాము. ఇంకొక స్తంభంలో ఇంకొక రీతి ఆకృతి విశేషంలో వుంటాము. ఈ విచిత్ర శిల్ప మర్మంగల ఆ స్తంభాలను ఆ శిల్పులు ఎలా రచించినారా అని విస్తుపోతాము. హిందూదేశంలోని శిల్పాలలో ఇలాంటి మర్మ శిల్పాలెన్నో వున్నవి. వాటిని సమర్మంగా చూచి అర్థం చేసుకుని ఆనందించే యోగ్యత కళాప్రియులలో వుండవలె. ఈ పార్శ్వనాథాలయం గూడ హొయసాల శిల్పంలో ఎన్నదగ్గ విశేషం. ఈ హాలేబీడులోని హొయసలేశ్వర దేవాలయం సరిఅయిన పాలన, పోషణలు అనుభవించడం లేదు. బేలూరు దేవాలయానికున్న పాలన పోషణలు దీనికి లేవు. ఇంతటి మహత్తరాలయం గబ్బిలాలకు నివాసమై కంపుగొడుతూ వుండడం కళాప్రియులకు దుఃఖం కలిగిస్తూ వుంటుంది.

భారతీయ శిల్పులు ఆత్మనామ ప్రకాశాభిలాష లేనివారైనా అదృష్టవశాత్తూ ఈ దేవాలయ నిర్మాతలైన కొందరు శిల్పుల పేర్లు మనకు లభిస్తున్నవి. బల్లన్నాచారి, బోచన్నాచారి, చౌగాచారి, శిల్పదాసోజ, కాళిదాసాచారి, శిల్పికేదారోజ, కేతనాచారి, మాచన్నాచారి, మాసాచారి, శిల్పిరేవోజ, మొదలైనవారు పన్నెండవ శతాబ్దపు ప్రసిద్ధ శిల్పాచార్యులై ఈ ఆలయాలను నిర్మించినట్లు నిదర్శనాలున్నవి. వీరిలో కాళిదాసాచారి గొప్ప శిల్పిఅనీ, మకరతోరణ శిల్పం ఈయన చేసినదే అనీ వ్రాయబడి వున్నది. రేవోజ శిల్పాచార్యుడు, కేదారేశ్వర దేవాలయాన్ని గూడా నిర్మించినాడని తెలియుచున్నది.

హొయసల శిల్పవాస్తువులు ఒక ప్రత్యేకత గలవై భారతీయ శిల్ప సంప్రదాయాలలో ఒక స్థానాన్ని సంపాదించుకొన్నవి. బేలూరి దేవాలయ శిల్పలక్షణాలు—భంగులు అన్నీ ఈశిల్పాలలోనూ తాండవిస్తూనే వుంటవి. వీటి కన్నిటికీ ప్రకృతి ప్రణేత అపర విశ్వకర్మ జక్కనాచార్యుడే.

''దివి భువ్యంతరిక్షేవా
పాతాళేవాపి సర్వశః
యత్కించి ద్దృశ్యతే శిల్పం
తత్సర్వం విశ్వ కర్మజమ్.''

రచన: ఆచార్య

పుక్కిటి పురాణాలు

రచన: శ్రీ యామిజాల పద్మనాభస్వామి

''ఇదిగో పులి!'' —
''అదుగో తోక'' —
''ఒరే, ఎంతలేసి చారలో చూడరా!''
''పాండిరా! దూరంగా పాండి. ఏమి టను కున్నారు. పులి! పెద్దపులి. ఎలా చూస్తూందో గుడ్లురిమి'' —

ఇదీ లోకంతీరు. నిజంగా అది పెద్దపులే అయితే, పీళ్ళవర్ణనలు అంత తీరుబాటుగా వింటూ వాళ్ళని ఎలా సత్కరించాలా? అని ఆలోచిస్తూ 'దీమా' గా కూర్చుంటుందా?....

అంతే! ఆ ధోరణి గతానుగతికంగా సాగుతూ ఉండవలసిందే. ఆ వరదలో ముళ్ళకంపలూ, మంచిగంధపు మాన్లూకూడా కొట్టుకునిపోతాయి. బుద్ధిమంతుడు మంచిగంధపు మాన్లను ఒడ్డుకి చేర్చుకుంటాడు. ముళ్ళకంపలను విడిచిపెటతాడు.

'ఇత్యపులు కూయంగ
కోనంగు డేయంగ
అప్యేకదంతుండు
ఆడంగదొడగె' —
ఎలా వుందంటారు కవనం సొదభ్యం! ... ...

'అమరం నెమరుకువస్తే
కావ్యాలెందుకు కాల్చవా!' అని తెలుగులో సంప్రదాయంగా వస్తూన్న లోకోక్తి. ఇదివిని ఒక ప్రబుద్ధుడు ఒక గురువుని ఆశ్రయించి అమరం చెప్పమన్నాడు. 'సరే' అని గురువు 'నంత' చెప్పడం ఆరంభించాడు. ప్రథమ కాండలో నిండా పందశ్లోకాలే కాలేదు. ఒకనాడు గురువుగారిని చూసి

గురువుగారూ!
నాకు కవిత్వం చెప్పాలని ఉందికదా! ఎప్పటికి చెప్పగలను? అని ప్రశ్నించాడు. గురువుగారు నవ్వుకున్నారు.

పట్టుమని పదిశ్లోకాలు నోటికి రాలేదే. వీడు కవిత్వం చెప్తాడట — అని అనుకున్నారు. ఏమీటంటారు?

'ప్రథమకాండ పూర్తికానీరా అబ్బాయీ! కవిత్వం అదే వస్తుంది. దానికోసం తంటాలు పడకు ఇప్పటినుంచీ' — అని సముదాయించారు. కాని, ఆ అబ్బాయికి తృప్తికాలేదు గురువుగారి మాటవల్ల. మరికొంతకాలం పోయింది. ఒకనాడు గురువుగారు వార్షికాలు వసూలు చేసుకొనేందుకు చాంద్రాయణానికి వెళ్ళారు. శిష్యుడు ఒక తోటలో కూర్చుని అమరం వల్లె వేస్తున్నాడు. అంతలో ఒక కోకిలకూత వినిపించింది. ఓ! 'ఇత్యపి' కూసింది. భేష్! శ్లోకంచెప్పాలి! అని అనుకున్నాడు. కావ్యపాఠం చదువుతూన్న విద్యార్థులు చెప్పుకుంటూన్న తాత్పర్యాలూ, వర్ణనలూ వింటూవున్నవాడు మరి — అభిప్రాయం సమకూర్చుకున్నాడు. శ్లోకాల నడక లెక్కపెట్టు కున్నాడు. చరచరా ఒక పద్యం రాసేశాడు. అదే పైన యిచ్చాను. అయితే, యిక్కడ ఆ శ్లోకం కొంచెం వ్యాఖ్యానించవలసి వుంది.

'ఇత్యపి' అంటే ఆ విద్యార్థికి 'కోకిల' అని, 'కోనంగ' అంటే 'మన్మథుడు' అనీ—
'అప్యేకదంతుఃడు' అంటే 'విఘ్నేశ్వరుడు' అనీ ఒక అర్థం స్ఫురించింది.
'కోకిలః పిక ఇత్యపి'
'కందర్పో దర్ప కోనంగ'
'అప్యేకదంత హేరంబ—' అని అమరకోశం.
'ఇత్యపి' పాదపూరణ ప్రయోజకం— 'దర్పకః + అనంగ' అని వేరుచేసి సంధివస్తే 'కోనంగ' అవుతుంది.
'అపి' శ్లోకారంభ ఫలకం — అంత జ్ఞానం లేదాయె ఆ విద్యార్థికి. కనక విపరీతంగాఅర్థం చేసుకోవలసి వచ్చింది.

మనకి జాలివేస్తుంది యిలాటివి వింటే—

'జంబూఫలాని పక్వాని
పతంతి విమలే జలే
కపి కంపిత శాఖాభ్యః
గుళు గుగ్గుళు గుగ్గుళు' —

ఇది సంస్కృతం చదివిన తెలుగువారందరూ వదివే ఉంటారు. మహాకవి కాళిదాసుకి భోజమహారాజు 'గుళు గుగ్గుళు గుగ్గుళు' — అని సమస్య యిచ్చాడట. పై రీతిగా మహాకవి పూర్తిచేశాడట.

కవి, కాలం, చరిత్ర ఎంతవరకూ ఇంకొక వ్యక్తికి సంబంధించి ఉంటాయి — అనే విజ్ఞాన దృష్టిలేక యిలాటివి కల్పిస్తే యేమనుకోవాలి?

భోజుడు ఎప్పటివాడు?

కాళిదాసు ఎప్పటివాడు? పైగా కాళిదాసు నాయకులు వరుసగా ప్రసిద్ధికెక్కి ఉండవచ్చు. కాని జగత్ప్రసిద్ధమైన కావ్యత్రయమూ, నాటకత్రయమూ వ్రాసిన మహాకవి భోజుని సమకాలికుడనీ, ఆస్థానకవి అనీ, యిలాటి అవాచ్యపు సమస్యలు పూర్తిచేస్తూ ఉండేవాడనీ వాదిస్తారాయె కొందరు పండితులుకూడా.

పురోహితుడు పెళ్ళికొడుకుని వెతకుతూ అడవిదారిని వెడుతూవున్నాడట! అలసిపోయి ఒక చెట్టుకింద ఉస్సురస్సురని కూర్చున్నాడట. అంతలో చెట్టుకొమ్మ కొట్టుతూన్నట్టు చప్పుడు వినిపించిందట. తలెత్తి చూశాడట పురోహితుడు. పైన ఒక సుందరాకారుడు కత్తిపట్టుకుని తాను కూర్చున్న కొమ్మనే తెగకొడుతున్నాడట! అదిచూసి పురోహితుడు ఉప్పొంగిపోయి—

'యీ బడుత్తాయి ఆ రాణదానికి తగిన వరుడు. వీణ్ణే దానికి కట్టపెట్టితే దాని పొగరు కట్టుతుంది' —

అని అనుకుని వాణ్ణి కిందికి రమ్మని తనతో తీసుకుపోయాడట — యీ నిరక్షరకుక్షి, తానెక్కిన కొమ్మని నరుక్కున్న బడుత్తాయి ప్రపంచప్రసిద్ధిపొందిన రఘువంశం, కుమార సంభవం, మేఘదూత, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్ర, శాకుంతలములూ వ్రాశాడా? వైదేశికులు యీ పుక్కిటిపురాణం విన్నా, చదివినా ఏమనుకుంటారు?

'యిలాటి 'యుంబ్రహ్మ' కాళిదాసంటే?' అని గడ్డిపోచకంటే తేలికగా చూడరూ? పైగా భారతీయులు యింత బుద్ధిమంతులా? అనే మలకన కలగదూ?

కాగా, 'గుళు గుగ్గుళు గుగ్గుళు' సమస్య పూర్తిచెయ్యాలని భోజుడిచ్చాడంటే

'ఇత్యపులు కూయంగ' — అనేదానిని కట్టిన వాడితో సమానుడుగానో, కాస్త పైచెయ్యిగానో మనం చెప్పుకుంటే తప్పేమీ? ఆ నోటితోనే రామాయణ చంపువు చెప్పాడా? యీ పురాణాలు ఎంతగా తెలుగువారి మనస్సులలో నాటుకున్నాయంటే

'పెన్సిలిన్ ఇంజక్షన్' కంటే ప్రగాఢంగా నాటుకున్నాయని చెప్పవచ్చు. ఇంకొకటి

భోజమహారాజు రామాయణ చంపువు ఒక్కటే కాదు సరస్వతీ కంఠాభరణం అనదగిన 'సరస్వతీ కంఠాభరణం' అనే లక్షణ గ్రంథం కూడా వ్రాశాడు. అలాటి రాజకవిరాజు ద్యూత వ్యసనపరుడై కొన్ని లక్షలు వెచ్చించివపూరివెలుపల పెద్ద దివ్యభవనం కట్టించాడు. ద్యూతకారులు హితులయారు. తారతమ్యం లేకుండా భోజుడు వారితో కూడి వావివరసలు కల్పించుకుని ఆటసాగిస్తున్నాడు. సంస్థానం సగం ఖాళీ అయిపోయింది. మంత్రులూ, మహారాణీ కాళిదాసమహాకవిని ప్రతిమాలి మహారాజుంగారిని మంచిత్రోవకి మళ్ళించమన్నారు! వెంటనే కాళిదాసుతల గొరిగించుకుని కాషాయవస్త్రాలు కట్టుకుని కసాయి దుకాణం దగ్గర నిల్చుని మాంసం బేరమాడుతున్నాడు.

ఆ దారినే ఆసమయంలోనే గుర్రపుబగ్గీమీద కూర్చుని భోజరాజు ద్యూతగృహానికి వెళ్తూ మాంసం బేరమాడుతూన్న సన్యాసినిచూసి

'అరే! నా పరిపాలనలో ధర్మాలు తారుమారై పోతున్నాయే. బోడిసన్యాసి మాంసం తింటున్నాడా? ఏమిటీ దౌర్భాగ్యం!

అని సన్యాసిని పిలిచి

'భిక్షో! మాంస నిషేవణం కిముచితం?' అని ప్రశ్నించాడు.

సన్యాసి అటునుంచి యిటు తిరిగి నవ్వుతూ 'కింతేన మద్యం వినా!' — అని జవాబిచ్చాడు.

దానిపై రాజు
'మద్యం చాపి తవ ప్రియం' — అనిఅడిగాడు.
సన్యాసి 'ప్రియమహో! వారాంగనాభి స్సహ!' అన్నాడు.
రాజు 'వారస్త్రీ రతయే కుతస్తవ ధనం?' — అని అడిగాడు.

సన్యాసి: 'చౌర్యేణ ద్యూతేన వా' — అని బదులిచ్చాడు.

ఆ మాటతో రాజు మరీ ఆశ్చర్యపడి
'చౌర్య ద్యూత పరిశ్రమోస్తి భవతః'— అని అడిగాడు.

సన్యాసి: 'భ్రష్టస్య కావా గతిః' — అన్నాడట మకాసికన్విన్, —

సంస్కృతం చదివినవారికి పై ప్రశ్నోత్తరాలు అర్థం కావచ్చు. కేవలం తెలుగువారికి తెలియాలని దానిసారం వ్రాస్తున్నాను.

భిక్షూ!
మాంసం తినడం నీకు ఉచితంగా ఉందా?
అంతేకాదయ్యా! మద్యంతో అయితే మరీ బాగుంటుంది.
ఓ! మద్యం కూడా మరిగావా?
ఆడీ వేశ్యలతోపాటు సేవిస్తే యింకా మజాగా ఉంటుంది.
అయితే వేశ్యలు గాలికే వస్తారా? మరి సొమ్మో?
దానికేమిలే,దొంగతనమేనా చెయ్యాలి, జూదమేనా ఆడాలి.
'ఓహో! ఆ విద్యలలో కూడా ప్రావీణ్యం ఉందా?
'చెడిపోయేవాడికి అంతకంటె మరో మార్గం ఏముంటుంది?'—

ఇదివిని ఆ మహారాజు చటుక్కున బండిదిగి వచ్చి కాళిదాసుకి నమస్కరించి 'పొరపాటు! క్షమించు' అని లెంపలు వాయించుకుని అతనిని కూడా కోటకి తీసుకుని పోయాడు.

ఎలా ఉందంటూ రీ సంఘటన! ఎంత సాహసానికి నెట్టుకున్నా

కాళిదాసువంటి ఉదాత్తుడు రాజుని 'భ్రష్టస్య కావాగతిః' — అని తూలనాడుతాడంటే ఏమిటో నామనస్సు చివుక్కుమంటుంది. అదికాక, అంత మహారాజు జూదమాడడం ఎలా నమ్మను!

ఈ పురాణాలకి తుదీ మొదలూ ఉండదు. అది ముందే చెప్పాను.

'ఇదుగో పులి' — అని ఒకడంటే
'అదుగో తోక'—అన్నాడట పక్కనున్నవాడు.

చిల్లర శ్రీ మహాలక్ష్మిగా ఒకొక్కడు మహాపురుషుల జీవిత గ్రంథాల పుటలపై ఒకొక్క కళంక ముద్రవేసేశాడు. అని జీడి చుక్కలాగా అంటుకుని పాలపంటి ఆ అవతారపురుషుల చరిత్రను పాడు చేశాయి. యిలా యెవరైనా ఆత్మగౌరవ బుద్ధితో చెప్తే

'వీడు గొప్ప పరిశోధకుడై పోయాడురా! మాసి వచ్చినట్లు చెప్తున్నాడు. వీడికేం తెలుసును భోజరాజెవడో? కాళిదాసెవడో?— అని వెటకారంగా దులుపుకుంటారు.

మూఢ విశ్వాసాల బలిమి అలాటిది. దానిని ధైర్యంగా ఎదిరించి ఏమేనా అంటే ఎందుకలా అంటున్నాడా? అని ఆలోచించదు లోకం.

''నన్నం మే తామ్ర భాజనం'' అనే కథలాగే సత్యాన్వేషణకి తిలోదకాలిచ్చి, తనపాటపాడతూ ఉండడం లోకస్వభావం. —

కాళిదాసులు చాలా మంది ఉండవచ్చు.నానుమ్మకం ఒకటే, పైసమస్యా పూర్తులూ, విరాళపు ప్రబలముగా చెట్టుకొమ్మ, తాను కూర్చున్న దానిని నరుక్కుని హాయిగా దిగివచ్చి రాజకూతుర్ని పెండ్లాడడం.

'అస్తి కశ్చిద్వాగ్విశేషః' అని శోభనపుగదిలో భార్య అడిగితే పళ్ళ తేలవేసి నిదుకుతూ(?) అని కూర్చోడం యీ మొదలైన అభాజనపు పనులు వనబడేసిన బడుత్తాయి. ఉంటాయేమో గాని కావ్యత్రయం, నాటకత్రయం వ్రాసిన కరిదేశీయులు వస్సగలకుకూడా స్తోత్రుడై భారత దేశ వైజ్ఞానికగౌరవాన్ని శాశ్వతంచేసి వెళ్ళిపోయిన పుణ్యపురుషుడు కాళిదాస మహాకవిమాత్రం పై పుక్కిటి పురాణానికి నాయకుడుకాడు.వాణే యీ మహాకవి అని అనుకోవడానికి మనస్సు నొస్తుంది కూడా!

సంస్కృతం నేర్చుకునే విద్యార్థులు ప్రారంభ దశలోంచికాని సమస్యలజ్ఞానం కలిగగానే యీలాటి పురాణగాథలు చదువుతూ వుండడంవల్ల భోజుడు అక్షరలక్ష లిచ్చాడట !—

భోజుడు ఒకనాటి తెల్లవారుఝామున లేచి అస్తమిస్తూన్న చంద్రుణ్ణి చూసి
'చరమగిరినితంబే
చంద్రబింబం లలంబే'
అని రెండు చరణాలు చెప్పి కాళిదాసుని పిలిపించి పూర్తిచెయ్యమన్నాడట.
'యువతి జనకదంబే
నాథముక్తోష్ఠబింబే'—అని కాళిదాసు చెప్పాడట!

అలాటి భావాలు కాళిదాసువే అని అందరం అనుకోవచ్చు. కాని, అది కాళిదాసు అంటే శాకుంతల నాటకాన్ని వ్రాసిన కాళిదాసే పూర్తిచేశాడని ఎలా అనుకోడం—

ఆలాగే
ఒకనాటి సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూసి భోజుడు—
'పరిణతి పయోనిధౌ పతంగః' అన్నాడట. ప్రక్కనే భవభూతి ఉన్నాడట. తానూ దండి మొయ్యాలిగా మరి.
'ఉపసతరుకోటరే విహంగః'—అని చెప్పాడట! భోజుడు చిరునవ్వుతో కాళిదాసుని చూశాడట! కాళిదాసు లేచి
'యువతి జనేషు శనైశ్శనై రనంగః'—అన్నాడట!

భోజుడు అక్షరలక్ష లిచ్చాడట !—

ఎప్పటి భవభూతి! ఎప్పటి కాళిదాసు! ఎక్కడి భోజరాజు! యీ ముగ్గురికి కొన్నివందల సంవత్సరాలు మధ్యనిడోర్లిపోయాయి అని చరిత్రకారులు ముక్తకంఠంగా చెప్తున్నారు ప్రబలప్రమాణాలతో—ఆ మాటలు నమ్మరే! సామాన్యులు కాదు! కొందరు పండితు లనిపించుకున్నవారే విశ్వసింపరు. పైగా—

'ఏడికాడు పోనిద్దూ ! కాళిదాసూ, భోజుడూ ఒక కంచంలో తిన్నారు. ఒక మంచంమీద పడుకున్నారు. వాళ్ళస్నేహం సేపూ అలాంటిది. వీడికేం తెలుసును,— అని యీసడిస్తారు.

యీలాటివే
'టంటంటంటం టంటట టంటటంటం' పద్యైరా సమస్యలు భోజమహారాజు యివ్వడం కాళిదాస మహాకవి పూర్తి చెయ్యడమున్నూ.

ఔచిత్యం, ఔదార్యం,కీర్తి, ప్రతిష్ఠ అక్కరలేదు. ఆ భోజుడే యీభోజుడు. ఆకాళిదాసే యీ కాళిదాసు అని అందరూ తాళం వేసి భజన చెయ్యవలసిందే. వాటన్నిటినే నమ్మాలి. అదే వేదవాక్కు. యీలాటి 'పురాణాలు'మహాపురుషులు నాయకులుగా చెప్పేని జాతికి ఎంత అవమానమో అనేది విజ్ఞులు గ్రహిసా రు.

వింతలు, విశేషాలు:

ఒంటి బద్దీ రైలు

శతకోటి సమస్యలకి అనంతకోటి ఉపాయాలు. నేడు మనదేశంలోనే కాదు అన్ని దేశాలలోనూ కూడా ముఖ్యమైన నగరాలలో జనసమర్దం,దానివల్ల రవాణా యిబ్బందులు ఒక తీవ్రమైన సమస్యగా రూపొందింది. దీనిని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఆలోచిస్తున్నారు. ఈ మధ్యనే పశ్చిమ జర్మనీలో ''రైలురోడ్డు అనుపేరట యీసమస్యా పరిష్కారానికి వీలయిన కొన్ని సమస్యల ప్రదర్శనం ఒక దానిని 'ఎస్సెన్'నగరంలో ఏర్పాటు చేశారు.

దీనిలో ఎన్నెన్నో చిత్రమైన విషయాలు ప్రదర్శించారు. వీధులు ఎలా నిర్మించాలి నగరాలలో రైలు మార్గాలు ఎలా వేయాలి? అన్న విషయంపై ఎన్నో నమూనాలు ప్రదర్శించారు. వీటి నమూనాలు చూస్తే, ఆశ్చర్యం కల్గుతుంది. ఇవికాక 'ఫెడరల్ రైల్వేలు ప్రదర్శించిన నమూనాలు కూడా ప్రజలనెంతో ఆకర్షించాయి. ఇప్పటి కప్పుడే అమలులోవున్నవి, త్వరలో అమలులో పెట్టదల్చుకున్నవీ,ఎన్నోకొత్త రకాల ఎలక్ట్రిక్ కోచ్‌లు, రైలు పెట్టెలు, ఇతర రకాల నమూనాలుకూడా ప్రజల నెంతో ఆకర్షించాయి.వీటిలో ఒకటి రోడ్డుమీద, ఇనప బద్దీల మీద కూడా నడపడానికి వీలయిన ఎలక్ట్రిక్ కోచ్ వుంది. దీనిని రోడ్డుమీద నడిపేటప్పుడు దాని ఉక్కుచక్రాల స్థానే, టైరులున్నచక్రాలు పనిచేస్తాయి. దీనిలో అయిదు వందల మంది ప్రయాణం చేయవచ్చు. ఇదికాక మరో చిత్రమైన నమూనా ప్రదర్శించారు. దీని వల్ల నగరంలో జన సమర్దం ఎక్కువగావున్న ప్రాంతంలో ''ట్రామ్'' బండిగానూ, ఖాళీగా ఉన్న స్థలాలలో రైలు బండి వలెనూ పనిచేసే ఏర్పాట్లు చేయవచ్చు. అంటే ఇది నగరంలోపల చోట రైలుగా పని చేసి, ఖాళీ ప్రాంతాలలో ఇనుప బద్దీలమీద నడిచి, తిరిగి వచ్చేటప్పుడు నగరపు యితర ప్రాంతాలలో ట్రాంగా పని చేస్తుంది. వీటిని రోడ్డుమీద ప్రయాణానికి వీలుగా వుండేలా తయారుచేశారు. ఈ కృషిలో అనేక జర్మన్ కంపెనీలు జర్మన్ రవాణాశాఖ కల్సి పనిచేశాయి.జరుపు అక్కువగా వుండడం మాత్రమే కాక, ప్రమాదాలకిగురి కాకుండా దానిని ఆపడానికి వీలయినవాటిరకాల బ్రేకులు, ఒకదానితో ఒకటి సంబంధంలేకుండా పని చేసేవి, ఏర్పాటు చేశారు. అందువల్ల యిది నగర మధ్యలో కూడా గంటకి 12 కిలోమీటర్ల చొప్పున ప్రయాణానికి వీలంటుంది.

ఇంత వరకూ రవాణా విషయాల నిపుణులు, రైలు మార్గాలు, ఆధునిక అవసరాలకి పనికిరావని, నగర ప్రాంతాలలోనేకాని, నగరపురవాణా యిబ్బందులుతొలగించడానికి వీలు పడవని అభిప్రాయ పడుతూ వచ్చారు. కానివారినాడు సమస్యల పునః పరిశీలించి తాత్కాలికంగానేకాదు పరిగదా, చాలా కాలం వరకు కూడా, రవాణా సమస్యలు పరిష్కరించ డానికి, రైలు మార్గాల ఆవశ్యకత ఎంతయిం వుందని గుర్తించి తమ అభిప్రాయాలు మార్చుకొని, రైళ్ళని ఆధునిక పరిస్థితులకి అణుగుణ్యంగా వుండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈప్రదర్శనంలో మరోచిత్రమైన నమూనా వుంది. ఇది ఒంటిబద్దరైలు అంటే ఇప్పుడున్నట్టు రైలు నడవడానికి రెండు బద్దీలు అవసరం లేదు. ఎత్తైన ఒక ఉక్కు స్టాండు మీద యీరైలుని ఒకేబద్దీసహాయంతో నడప వచ్చు. దీనివల్ల నగరాలలో ఎక్కువ స్థలాక్రమణలేకుండా రవాణా సౌకర్యాలు కల్గ చేయటానికి వీలవుతుంది. దీనిని 'ఆల్‌వెగ్'—బహిన్'' మానోరైలు అంటారు. ఇదిఎలా పని చేస్తుందో చూడటం కోసం, పరీక్షించి ప్రయోగ చర్యలు జరపడం కోసం, కలోన్ నగర ప్రాంతంలో ఒకచోట తాత్కాలికంగా రైలు లైను వేశారు.

దీనిపరీక్షిస్తున్న ఇంజనీర్ల అభిప్రాయం ప్రకారం యిది విజయవంతంగా పనిచేసే సూచనలు కనపడుతున్నాయి. అనతికాలంలోనే ఇది అమలులో పెట్టగలమని వారు ఆశిస్తున్నారు. దీనిని ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ప్రవేశం పెట్టాలనీ, తద్వారా అనగరపు రవాణా యిబ్బందులు తొలగించాలనీ, ఇటలీ ప్రభుత్వం నిశ్చయించిందని తెలుస్తోంది.

—ఇంద్రా

చంద్రికా సబ్బు

(ఔషధీకృతము అండ్ టాయిలెట్)

ఇది అందవికారంగా ఉన్నవారికి అందం చేకూర్చును

ఇయితే చర్మాన్ని స్వచ్ఛముగానుంచి నానా రంగులు, నిగ్గు, మొటిమలు, పుండ్లు మొదలైన చర్మవ్యాధులనుండి కాపాడును. క్రమంతప్పకుండా ఈ సబ్బును వాడుతుంటే, టాయిలెట్ సబ్బుగాను, ఔషధపు సబ్బుగాను, చంద్రికకంటె ఉత్తమమైనది మరొకటి లేదని మీరు గ్రహిస్తారు.

పెద్ద స్టోరు లన్నిటిలోనూ దొరకును.

తయారుచేసినవారు:—
ఎస్. వి. ప్రొడక్ట్సు ఇరింజాలకుడ—కేరళ స్టేట్.

మెరుపుల మరకలు

శ్రీ త్రిపురనేని గోపీచంద్

(గత ఆదివారం సంచిక తరువాయి)

"నేటి స్త్రీ మారుతూవుంది. ఈ మార్పు వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ జరుగుతూ వుంది. కాని దీనికి తగినట్లు పురుషుడు మారటంలేదు. అందువల్ల కుటుంబజీవితంలో ఘర్షణ అల్లకల్లోలం నిత్యకృత్యం అవుతూవుంది. ఈ వైరుధ్యం భార్యాభర్తలమధ్య తీవ్రరూపం తాలుస్తూవుంది. మనిషి ప్రియుడు కాడు. ప్రియుడు భర్త కాడు. పురుషుడు ఈమూడు అవతారాల్లోనూ మూడురకాలుగా ప్రవర్తిస్తున్నాడు. మనిషిగా అతను అంగీకరించేవి ప్రియుడుగా అంగీకరించడు. ప్రియుడుగా అంగీకరించేవి భర్తగా అంగీకరించడు. మనిషిగా సంఘానికి ఏవో కొన్నినియమాలు వుండాలంటాడు. ప్రియుడుగా వాటిని త్రోసివేస్తాడు. ప్రియుడుగా తనను ఉత్తేజపరచిన వ్యక్తిని ప్రేమించటం తప్పులేదు అంటాడు—ఆస్త్రీ మరొకరిభార్య అయినా సరే భర్తగా ఈఅర్హతని వ్యతిరేకిస్తాడు. సంఘం మారుతూవుంది. కాని మన కుటుంబవ్యవస్థ మారటం లేదు. అందువల్ల సాంఘికంగా విశాలబుద్ధిని ప్రకటించిన వ్యక్తే కుటుంబంలో నవాతనుడూ నిరంకుశుడూ అవుతున్నాడు. స్త్రీలో వస్తున్న మార్పులను గమనించి, తదనుకూలంగా పురుషుడు ప్రవర్తించటం నేర్చుకోకపోతే, ఆమె స్వతంత్రబుద్ధిని గౌరవించకపోతే, కుటుంబజీవితం కల్మషపూరిత మవుతుంది. స్త్రీకి అత్మరతింగా వచ్చే ఏకబుద్ధిని పురుషుడే ప్రోత్సహించినవా డవుతున్నాడు."

స్త్రీసమస్యను ఇంత సానుభూతితో చూడగలిగిన అతను తనను అపార్థం చేసుకోడు. తనను ఆకర్షించినందుకు చులకనగా భావించడు. తన బాధను అతను గ్రహించగలడు.

మరొకసందర్భంలో అతను తనభర్తను గురించి అడిగాడు. తనభర్త ఉత్తముడనీ, తనంటే అతనికి చాలాఇష్టమనీ చెప్పి, అతని అలవాట్లను శీలితదృష్టినీ వివరించి చెప్పింది. అప్పు డతను తను చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నాడేగాని ఏమీ అనలేదు. కాసేపు గడిచినపిదప తనమా తనభర్తనూ గురించి చెపుతున్నట్లు కాక ఏదో యాదృచ్ఛికంగా చెపుతున్నట్లు, "మన వివాహవ్యవస్థ స్త్రీలఅభివృద్ధికి మరీ ఇరుకైపోయింది. అందులో చదువుకొని సంస్కారంవున్న స్త్రీలకు మరీ" అన్నాడు.

"ఎందు కని? ఏవిధంగా?" అని తను అడిగింది.

"ఇటువంటి స్త్రీలకు భౌతికఆనందం కంటే మానసికఆనందం ముఖ్యం. ప్రేమకలాపం కంటే ప్రేమప్రభావంతో వుంటటం ఎక్కువ ఇష్టం. ఈ విషయం ఎక్కువమంది భర్తలు కనిపెట్టరు. భార్యలు కోరినదల్లా ఇవ్వటంతో, హింసించకుండా చూడటంతో ఆర్థికసౌఖ్యం చేకూర్చటంతో తమకర్తవ్యం ముగిసింది అనుకుంటారు. ఇన్నిచేసినా వాడు తృప్తిపడకపోతే కృతఘ్నురాళ్ల క్రింద జమకట్టి దూషించి, కష్టాలకు గురిచేస్తారు." అన్నాడు.

అతను అలా అనుకోగానే తాను వివ్వాంతం అవకాశం ఇవ్వకపోయినా, తనసంగతి తనభర్త సంగతి మనస్సులో ఉంచుకొని ఈమాటలన్నాడని గ్రహించింది ఉషారాణి.

కాని గ్రహించనట్లుగానే, "ఈ ఆనందర్భం వివాహవ్యవస్థలోనే వుందా, ఆయా వ్యక్తుల్లో వుందా?" అని అడిగింది.

"ఎక్కువభాగం ఈపరిస్థితికి బాధ్యత వివాహవ్యవస్థదే" అన్నాడు కమలాకరం. "వివాహం కట్టుదిట్టాలు సడలనంతవరకు పురుషులను నిందించి ప్రయోజనం వున్నట్లు కనపడదు. ఈకట్టుదిట్టాలకు స్త్రీ ఎంత బానిసో, పురుషుడూ అంత బానిస. కాకపోతే స్త్రీ మరీ హీనస్థితికి దిగజారింది. ఆమెకు వ్యక్తిత్వమే లేకుండా పోయింది. ఆర్థికంగా సాంస్కృతికంగానే కాక, శృంగారవిషయాల్లోకూడా ఆమెకు స్వతంత్రత లేకుండాపోయింది. పురుషునిదృష్టికి అనుకూలంగా మలుపుకోవటమే ఆమెకర్తవ్యం, జీవితం అయింది. ఇటువంటి స్త్రీవల్ల పురుషుడుమాత్రం ఏం సుఖం అనుభవించగలుగుతాడు? చీకటితప్పులకు అలవాటుపడతాడు. ఇక స్త్రీయా? ఆమెవున్న పరిస్థితిలో ఏం చేసినా ఆశ్చర్యపడవలసిన అవుసరంలేదు."

అతను చెప్పిందంతా తాను నెమ్మదిగా విన్నది. అతను మాట్లాడుతుంటే, ఒక్కొక్కప్పుడు, తనలో అవ్యక్తంగా వున్న భావాలకే రూపకల్పన చేస్తున్నా డనిపించింది.

"స్త్రీపురుషు లిద్దరూ సుఖంగా వుండాలంటే ఏం చెయ్యాలి కమలాకరం?" అని అడిగింది తను.

అతను కాసేపు ఆలోచించి, "స్త్రీపురుషు లిద్దరికీ స్వాతంత్ర్యం వుండేటట్లు వివాహవ్యవస్థను సరిదిద్దాలి. శృంగార విషయాలలో కూడా స్త్రీముందంజవేసినా తప్పు అనుకోగూడదు. ఆమె ఎప్పుడయినా కాలుజారినా పురుషునికి అమితమైన సానుభూతి వుండాలి" అని కచ్చితంగా సమాధానంచెప్పాడు కమలాకరం.

ఇవన్నీ జ్ఞాపకంవచ్చి మనస్సు అతనిమీదకు మళ్ళింది, ఉషారాణికి. అతనితో మాట్లాడుతూ యుగయుగాలు గడపవచ్చు అనుకుంది. తనకు అన్నివిధాలా అతను సరిపోయిన పురుషుడు అనుకున్నది. వెళ్లేలోగా అతనినికలిసి చెప్పివెళ్లాలని ఆపేక్షించింది. అతనిని విడిచిపెట్టి వెళ్లవలసివచ్చినందుకు ఆమెకండ్లలో నీళ్లు తిరిగినై.

"కన్నాట్‌సర్కిల్" అన్నాడు కండక్టరు. గొలుసు లాగాడు. బస్సు ఆగింది. ఉషారాణి బస్సు దిగింది. దిగకచేసేదీ లేక ఆగింది. ఎక్కడకు వెళ్లేటట్లు? ఎక్కడికు వెళ్లినా ఒక్కటే. ఎక్కడికీ వెళ్లకపోతే మట్టుకు ఇబ్బందిఏముంది!

కన్నాట్‌సర్కిల్ వచ్చేపోయే స్త్రీపురుషులతో ఎప్పుడూ కోలాహలంగా వుంటుంది. అక్కడ వున్న షాపుల్లో కొనుగోలు నిమిత్తమేకాక, షికారుగా కూడా స్త్రీపురుషులు పెక్కుమంది అక్కడకు వచ్చి అటూఇటూ తిరుగుతుంటారు.

ఢిల్లీపట్టణంలో భారతదేశంలోని అన్నిరాష్ట్రాలనుంచేకాక ఇతరదేశాలనుంచి వచ్చి వుంటున్నవారు కూడా వున్నారు. అందువల్ల వివిధసంస్కృతుల సమ్మేళనం అక్కడ గోచరిస్తూవుంటుంది. క్రొత్తగా వచ్చినవారికి కండ్లు జిగేల్‌మంటయి. అందులో హిమాలయాలదగ్గరలో వున్నవనే స్పృహ ఒకటి మనిషిని నిత్యం ఆహ్లాదంకలిగిస్తూ వుంటుంది.

ఉషారాణి ఒంటరిగా నిలబడి, పచారుచేసే జనాన్ని ఒకసారి చూచింది. ఢిల్లీలో అడుగుపెట్టి నప్పటినుంచీ అక్కడి స్త్రీలు ఆమెకంటికి చిత్రంగానే కనుపిస్తూ వున్నారు. ఇప్పుడు చాలా మందిని ఒకేచోట చూసేటప్పటికి ఇంకావిచిత్రంగా వుంది ఆమెకు.

అక్కడకు ఎక్కువమంది చదువుకున్న స్త్రీలే వస్తుంటారు. అందరూ నవ్వగా నాజూగ్గావుండి పురుషులతో సమానంగా చకచకా నడిచివెళ్తూంటారు. అవయవాలను తేలికపరచుకోవటం ఈనాటి స్త్రీల ఆచారం. పదునుకత్తుల్లాగా వుండి-హుషారుగా నడిచి వెళ్లుతున్న ఆస్త్రీలను చూస్తే ఉషారాణికి సిగ్గు వేసింది. ఆమెశరీరం ఆమెకే భారం అనిపించింది. తాను ఈకాలానికి చెందిన స్త్రీనని అనుకోటానికి ఆమెకు ఎటువంటి ఆస్కారం దొరకలేదు.

ఆమెకు ఒంటరితనం అలవాటే అయినా ఇంత ఏకాకితనం ఇంతకుముం దెప్పుడూ అనుభవించి ఎరుగదు. తన క్షేత్రపంచంలో ఎవ్వరూ లేరు అనుకున్నది. తనను ప్రేమగాచూసే రామానుజంగారు వున్నమాట నిజమే. కాని ఆయన తనబాధలను ఏమి అర్థంచేసుకోగలరు? అర్థం చేసుకోలేని ఆయనకు చెప్పుకొని, జీవితాన్ని ఇంకా క్లిష్టపరచుకోవటమేగాని, లాభంఏముంది? ఆ జనంలో కలిసితిరిగితే నయినా మనస్సుకు ఏమన్నా విశ్రాంతి దొరుకుతుందేమోనని ముందుకు నడిచింది.

"ఉషారాణి?" అని వెనకనుంచి ఎవ్వరో పిలుస్తున్నట్లయి తిరిగి చూచింది. ఎవ్వ రతను? గుర్తుపట్టింది. హైదరాబాదులో చక్రవర్తి పనిచేస్తున్న పత్రిక ఎడిటర్.

ఆ ఎడిటర్ తనను దూరాన్నుంచి చూచి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రయత్నపూర్వకంగాగాని గుర్తుపట్టటానికి వీల్లేని దుస్తుల్లో వున్నాడు.

అతనిని చూడగానే ఆమెకు ప్రాణం లేచివచ్చింది. పరాయిప్రదేశంలో వున్నప్పుడు ఏ కొద్దిపరిచయం వున్నవాళ్లు కనుపించినా ఆప్తులు కనిపించినట్లు వుండటం సహజం. ఏ తల్లినో తండ్రినో ప్రాణస్నేహితుడినో చూచినట్లు వుంటుంది. బహుశా తనను చూచి అతనికీ అట్లాగే వుండివుంటుంది అనుకున్నది ఉషారాణి.

పరుగెత్తుకొని రావటంవల్ల వచ్చిన వగర్పును ఆపుకుంటూ, "నువ్వు ఇలా కనపడటం ఎంత అదృష్టం ఉషారాణి," అన్నాడు.

"ఎప్పుడు వచ్చారు?"

"నిన్ననే వచ్చాను. ప్రభుత్వంవారు రష్యాదేశంలోని పత్రికాప్రచారవిధానాన్ని తెలుసుకొని రావటానికి ఒక బృందాన్నిపంపుతున్నారు. అందులో నే నొకసభ్యుణ్ణి. అందునిమిత్తం వచ్చాను."

"ఎప్పుడు వెళ్తున్నారు?"

"ఎప్పుడోనా? రేపే!"

అతను చలినుంచి కాపాడుకోటానికి ఒకవులన్ పొట్టా, షేర్వాణి, టోపీ ధరించివున్నాడు. తన వూళ్లో లాల్చీవేసుకొని, బిళ్ళగోచి పెట్టుకొని, పంచెకట్టుకొని, వేస్టుకోటువేసుకుంటూ వుండేవాడు. ఈ క్రొత్త దుస్తులు అతని శరీరం మీద వింతగా కనుపిస్తున్నాయి. అందుకనే ఉషారాణి అతనిని వెంటనే గుర్తుపట్టలేకపోయింది.

ఉషారాణి తన దుస్తులను పరిశీలిస్తూవుందని గ్రహించి, "రోమ్‌లో వున్నప్పుడు రోమన్‌లాగే వుండా లన్నారు విజ్ఞులు. అందుకని నేను ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ఈరకం దుస్తులే ధరిస్తూ వుంటాను. అదీకాక మన లాల్చీ బిళ్లగోచీలతో వెళ్తే చివరికి ప్యూన్‌కూడా మనమొహం చూడడు ఉషారాణి. రష్యాలో వుండేటప్పుడు ధరించటానికిగాను నాలుగు జతల క్రొత్త సూట్లుకూడా కుట్టించాను" అన్నాడు.

"ఎన్నా ళ్ళుంటారు రష్యాలో?"

"ఒక నెలరోజులన్నా పడుతుంది. అక్కడనుంచి ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలైన దేశాలు కూడా చూచివద్దా మనుకుంటున్నాను. ఇటువంటి ఛాన్సు మళ్లీ రావచ్చు, రాకపోవచ్చు. ఈ ఛాన్సుపోతే మళ్లీ కుదురుతుందో, కుదరదో! ఏమంటావ్?"

"నిజమే. అవకాశం ఎందుకు పోనివ్వాలి?"

"ఆ. చెప్పటం మరిచేపొయ్యాను. నీవు వ్రాసిన లేఖలు చాలా పాప్యులర్ అయినవి ఉషారాణీ. మాఆఫీసుకి కుప్పలుతిప్పలుగాఉత్తరాలువచ్చిపడినై. వాటిప్రచురణవల్ల మాపత్రిక సర్క్యులేషన్ కనీసం వెయ్యివరకయినా పెరిగివుంటుం దనుకుంటాను. అందులో ప్రతిఒక్కరూ నీ ఎడ్రస్ తెలియచెయ్యమని అడిగినవారే. నీఫోటో పంపమని కొంద రడిగారు కూడా. అంతచక్కని సారస్వతం ఎలా సృష్టించావు ఉషారాణీ?"

"ఏదో వ్రాశాను" అన్నది ఉషారాణి. ఆ లేఖలు వ్రాసినందుకు ఆమె ఇప్పుడు సిగ్గుపడుతూ వుంది. ఏ పసిపిల్లలో చెయ్యవలసిన పని తాను చేసినట్లు భావిస్తూవుంది. కొన్నికొన్ని అనుభవాలు మనస్సులో గుప్తపరచు కోవలసినవి వుంటాయి. వాటిని బహిర్గతం చెయ్యటం తప్పని ఆమె ఏనాడో నిర యించుకుంది.

"నేను ఈనాడు చెపుతున్నాను. నీకు సాహిత్యరంగంలో మంచిభవిష్యత్తు వుంది ఉషారాణీ! ఆ నభోమండలాన త్వరలోనే ఉజ్వలతారలా ప్రకాశిస్తావు."

"పోనిద్దురూ? హైదరాబాద్ సంగతులు చెప్పండి."

"నేను రాబోయేముందు రామానుజాన్ని కలిశాను ఉషారాణీ. అతనే నీవు ఢిల్లీలో వున్నావని చెప్పాడు. నిన్ను కలుద్దామని అతనిదగ్గర నీ ఎడ్రస్ కూడా తీసుకున్నాను. నిన్ను చూడటానికనే బయలుదేరాను. అంతలోకీ నీవే కనుపించావు. మార్క్సు ఏంజిల్సు అన్నట్లు 'జీవితం అనేక యాదృచ్ఛికసంఘటనల కలయిక' అని మరొకసారి నిరూపించబడింది."

ఆమె అతని వివరణాలు వినలేదు. పాపం రామానుజంగారిని గురించి ఆలోచిస్తూ వుంది. తనను విడిచివుండటం ఆయనకు కష్టంగానే వుంటుంది. ఆఫీసునుంచి వచ్చేటప్పటికి తాను లేకపోతే విస్తుబుచ్చుకునేవారు. ఆయనకు అంత అపేక్ష ఎందుకో? వేరొకస్త్రీతో సరిపడుటలేకపోయింటావల్లా? మనిషిని మనిషి నిత్యం అంటిపెట్టుకొని వుండాలనే అపేక్ష ఆమెకు అర్థంకాక చాలా వింతగా కనుపించింది.

"రామానుజంగారు కులాసాగా వున్నారా?"

"ఆ. అతని కేం? ఆఫీసుపని ఎంత ఎక్కువగా వుంటే అతని కంత కులాసాగా వుంటుంది. ఏదయినా ఒక్క ఆఫీసుపనే కాక, అతను మిగిలిన విషయాలలో కూడా కొంత ఆసక్తి చూపుతగా వుండాలి ఉషారాణీ. ఆ మాటే నేను అతనితో చెపుతూ వుంటాను. ఆఫీసుకి సెలవుపెట్టి, నీతో పాటు, ఢిల్లీవచ్చి ఒక్క పదిరోజులు హాయిగా గడిపివెళ్తే ఎంతబాగుండేది?"

"వారిక్కడికి వచ్చి చేసేదిమాత్రం ఏమున్నది లెండి?"

"ఇక్కడికి వచ్చినా ఫైల్సు వెంటపెట్టుకొని వచ్చేవా డంటావా?"

ఆమె చిరునవ్వు నవ్వింది.

ప్రొద్దుక్రుంకుతున్నకొద్దీ కన్నాట్‌సర్కిల్‌కి వచ్చేపోయే ప్రజలు హెచ్చిపోతున్నారు. వరండాలో పచారుచేసే స్త్రీపురుషులు ఎక్కువ అవుతున్నారు. వారిని పరికించి చూచి, "ఈకన్నాట్‌సర్కిల్‌లోని జనాన్ని చూచినప్పుడల్లా నాకు ఏ పాశ్చాత్యదేశాన్నో చూచినట్లు వుంటుంది ఉషారాణి" అన్నాడు ఎడిటర్.

నిజమే! ముఖ్యంగా స్త్రీల వేషభాషల్లో ఈ విషయం స్పష్టంగా కనుపిస్తుంది. ఇక్కడ పురుషుని ప్రక్కన నడుస్తున్న స్త్రీ, ఆ పురుషుని మీద ఆధారపడి నడుస్తున్నట్లు నడవదు. ఆ పురుషుని వస్తుసామగ్రిలో ఒకటి అనే భ్రాంతి కలిగించదు. ఆ పురుషుడుకూడా ఏదోపోగొట్టుకునిలేని వస్తువును మోస్తున్నట్లు బాధపడుతూ ఉండడు. చెయ్యరాని పనిని చేస్తున్నట్లు తనను ఎవ్వరన్నా చూస్తున్నారేమోనని దొంగచూపులతో, బిత్తరిచూపులతో దిక్కులుచూస్తూ నడవడు. ఎవరికి వారు ఠీవిగా, అడుగులు భూమికి అనుగుణ్యంలేదో అన్నంత తేలికగా నడుస్తూ వెళ్తుంటారు.

"అలా అనిపించడానికి ఈ మనుష్యులే కాక ఇంకా చాలా కారణాలు వున్నాయి ఉషారాణి." అన్నా డతడు ఆమె మనస్సులో రేగుతున్న సంక్షోభాన్ని గ్రహించినట్లు. "ఇక్కడకు ఇతరదేశాలు చాలా దగ్గరలో వున్నట్లు కనిపిస్తాయి. అక్కడి నాయకులు ఎప్పుడూ ఎవ్వరో ఒక్కరు వచ్చి పోతూవుంటారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆ విదేశీ నాయకులను గురించి, వారి దేశాలను గురించి, వారు అనుసరిస్తున్న విధానాలను గురించి మాట్లాడుకుంటూ వుంటారు. అన్నిటినీ మించి ఈ చలి. ఈ చలి పాశ్చాత్యదేశాలలో వుంటుందని మనం పుస్తకాలలో చదువుకున్నాం. హాలీవుడ్ చిత్రాలలో చూస్తూవుంటాం. ఈ చలికి కారణం హిమాలయపర్వతాలు. హిమాలయపర్వతాలు ఇక్కడకు చాలా దగ్గర ఉషారాణి! నువ్వెప్పుడైనా చూశావా?"

"లేదు" అన్నది ఉషారాణి.

"అయితే తప్పకుండా చూడు ఉషారాణి! హిమాలయపర్వతాలను చూడకపోతే భారతదేశాన్ని చూచినట్లే కాదు. మన సంస్కృతిని ప్రదర్శించే వస్తువుల్లో మొత్తం భారతదేశం ఒక ఎత్తు! హిమాలయపర్వతాలు ఒకఎత్తు. ఇప్పటికీ మన పూర్వసంస్కృతివైభవం అక్కడ స్వచ్ఛంగా, స్పష్టంగా కన్నులకు కట్టినట్లు కనుపిస్తుంది. ఆ పర్వతాల్లో మన పూర్వగ్రంథాలలో వర్ణించిన మహర్షులవంటి మహర్షులు ఎంతమందో వున్నారు. వారిదాకా వెళ్లనక్కరలేదు. అక్కడి ప్రకృతే మనకు పాఠాలు నేర్పుతుంది. మనస్సును ఉత్తేజపరచి అనిర్వచనీయమైన ఆనందా న్నిస్తుంది. మనకు అందని విలువలను చేరువకు తెస్తుంది. అక్కడ ఎంత ప్రశాంతచిత్తత లభిస్తుం దనుకున్నావు! నేను వెళ్లినప్పుడు మళ్లీ తిరిగి రావాలనిపించలేదు. ప్రబల ప్రయత్నంమీదగాని హిమాలయాలను వదిలిపెట్టి రాలేకపోయాను."

ఆమెకు హిమాలయాలను చూడాలనే కుతూహలం చాలాకాలం నుంచీ వుంది. కాని తాను ఢిల్లీవచ్చిన పిదప జరిగిన సంఘటనలవల్ల ఆ కుతూహలం మరుగున పడిపోయింది.

"వీలుంటే చూచి వెళ్లు" అన్నాడు ఎడిటర్.

"ఇప్పుడు కాదు. నేను సాయంకాలం ఇంటికి ప్రయాణమై వున్నాను" అన్నది ఉషారాణి.

"నీ ఇష్టం. నేనూ రేపు వెళ్లిపోతున్నాను. మిగిలిన అరేంజిమెంట్సు చేసుకోటానికి ఇప్పుడు నా బసకు వెళ్లిపోవాలి. నీతో కలిసి టీత్రాగి వెళ్తాను."

టీత్రాగటంలో తప్పేమి వుంది? "అలాగే" అన్నది ఉషారాణి.

ఇద్దరూ కలిసి కొద్దిదూరంలో వున్న రెస్టారెంటుకి పయనం అయ్యారు. అతనితో కలిసి నడవటం ఆమెకు ఉత్సాహంగా వున్నట్లు అనిపించింది. అది గాలిలో ఉన్న దనుకుంటాను. అక్కడ నడుస్తున్న మిగిలిన స్త్రీలకంటే చురుకుగా నడవడం మొదలుపెట్టింది. ఆమె నడుస్తుంటే కొంతమంది పురుషులు ఆమెను పరీక్షగా చూశారుకూడాను. అలా నడుస్తూపోతుంటే ఆమెకు శరీరం బరువుగా లేదు. గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. తాను కాలానికి ఆట్టే వెనక పడలేదనే ధైర్యం కలిగింది. కలుసుకోగలిగిన దూరంలోనే వుంది.

"నిన్ను దూరాన్నుంచే చూచి ఎట్లా గుర్తుపట్టానో తెలుసా ఉషారాణి?" అని అడిగాడు ఎడిటర్ ప్రక్కన నడుస్తూ.

"చెప్పండి" అన్నదామె చిరునవ్వు నవ్వుతూ.

"నీ నడకలోని హుందాతనాన్ని బట్టి గుర్తుపట్టాను. అంత లయబద్ధమైన నడక నేను ఇంతవరకు ఏస్త్రీ నడకలోనూ చూడలేదు."

ఆ రెస్టారెంటు ఢిల్లీలోవున్న పెద్ద రెస్టారెంటులలో ఒకటి. టేబుల్సన్నీ పూవుల ముచ్చటగా అలంకరించబడి వున్నాయి. సర్వు చెయ్యటానికి ఒక్కొక్క టేబుల్ దగ్గరా ఒక్కొక్క బట్లరు వున్నాడు. ఒక గ్లాసుగిన్నెలో ఏపిల్స్ మొదలైన పండ్లున్నాయి.

"ఈయాపిల్స్ కాశ్మీర్‌నుంచి వస్తాయి ఉషారాణి" అనిచెప్పి రెండు యాపిల్స్ ముక్కలుగా కోసి తనప్లేటులో ఒకటి, ఉషారాణి ప్లేటులో ఒకటి వుంచాడతను.

ఆయాపిల్స్ నవనవలాడుతూ గులాబీరంగు గల చెక్కిళ్లల్లాగా వుండి చూడటానికి మహా ముచ్చటగావున్నాయి. వాటినిఅతను ముక్కలుగా కోస్తుంటే ఉషారాణికి కష్టంవేసింది. ఒక ముక్కతిని చూచింది. అద్భుతంగా వున్నాయి. తన పట్టణంలో యాపిల్స్ తిని ఈపండుకింత పేరు ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపడుతూ ఉండేది ఉషారాణి. ఆపండు అందం, రుచీ అప్పుడు తెలిసిందామెకు. ఏ పండు ఎక్కడ పండుతుందో అక్కడ తింటేనే దాని రుచితెలుస్తుంది. ఆ ప్రదేశం శీతోష్ణస్థితి కూడా దానిరుచిని దోహదం చేస్తుంది.

"ఏంతీసుకుంటావ్ ఉషారాణి" అని అడిగాడు తను

"టీ చాలు."

"అలాకాదు. ముందు ఏదన్నా తినాలి"

"నేను ఇప్పుడు ఏమీతినలేనండి"

"మాంసంతినే అలవాటున్నదా ?"

లేదన్నట్లు ఆమె తల వూపింది

"పోనీ నొక ఆమ్లెట్ తీసుకో. కోడిగ్రుడ్డు శాకాహారమని గాంధి మహాత్ముడు కూడా చెప్పాడు" అని బలవంతపెట్టి ఆమెకు నొక ఆమ్లెట్ తన కొకప్లేటు లివర్ తెప్పించాడు. "నేనూ ఇంటి దగ్గర మాంసం తినను. మాఇళ్లడ వండదు. అందుకని బయటకు వొచ్చినప్పుడు తింటూ వుంటాను." అని చెప్పి ఇంత మిరియాల పొడి, ఉప్పూ జల్లుకొని, ఒక్కొకముక్కా ఫోర్కుతో గుచ్చుకొని తినుకుంటూ తిన్నాడు.

"మనకు అలవాటు లేకగాని మాంసం చాలా రుచిగా వుంటుంది. మంచి ఆహారం కూడాను" అని చెప్పి కోడిపలావ్, కోడివేపుడూ తెప్పించుకున్నాడు.

అతనిని చూస్తుంటే ఉషారాణికి ఆశ్చర్యం వేసింది. తనకు పట్టణంలో ఎడిటర్‌గా కనపడే అతనికీ, ఇప్పుడు ఢిల్లీలో కనపడుతున్న ఇతనికీ పోలికేలేదు. అక్కడ చాలా పూర్వాచార పరాయణుడుగా, సాంప్రదాయానువర్తిగా కనుపించేవాడు. ఇప్పుడు అందుకు పూర్తిగా వ్యతిరేకంగా కనపడుతున్నాడు. మామూలు మనిషిగా కనపడుతున్నాడు.

కమలాకరం చెప్పింది నిజమే అనుకున్నది ఉషారాణి. కుటుంబంలో కనపడే వ్యక్తి వేరు. సంఘంలో కనపడే వ్యక్తి వేరు. అంతేకాదు. పదిమంది కళ్లు తనమీద వున్నవనుకున్నప్పుడు కనపడే వ్యక్తి వేరు. ఇతరుల దృష్టి తన మీదలేదనుకున్నప్పుడు కనపడే వ్యక్తి వేరు. అతని దాకా ఎందుకు ? హైదరాబాద్‌లో అయినా ఎరిగినవాళ్లు ఎవ్వరన్నా చూస్తున్నారనుకున్నా అతనితో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లి కాఫీ త్రాగేదా ? పైగా అలా ఆహ్వానించబడటం అవమానంక్రింద పరిగణించేది. అయితే ఇందులో ఏవ్యక్తి నిజం ? వ్యక్తి ఈ విధంగా రెండుముక్కలుక్రిందచీలి బ్రతుకవలసి అవుసరంలేని అవకాశంలేదా ? ఆమె మనస్సులో ఎన్నో ఆలోచనలు తుట్టెనుంచి తేనెటీగలు రేగినట్లు రేగినై.

"పోనీ నొకకట్లెట్ తీసుకో ఉషారాణి. అది మాంసంతో వండినట్లు ఉండదు. మామూలు మన మినపగారె వున్నట్లు వుంటుంది." అన్నాడు.

"వద్దండి. ఇకనేనేమీ తినలేను. క్షమించాలి."

ఆయన పలావ్ తింటూ మధ్య మధ్య కోడి వేపుడు నంజుకుంటూ చెప్పాడు. "నువ్వు ఢిల్లీ రాకముందు చంద్రవదనుడు మా ఆఫీసుకు వచ్చాడు ఉషారాణి. అతను కొన్నిపద్యాలు రాసుకొని వచ్చి మాపత్రికలో అచ్చువెయ్య మన్నాడు. పెద్దవాడుగదా పేరున్నవాడుగదా అని చూడకుండానే అచ్చువేశాను. ఆ పద్యాలు చదివినవాళ్ళందరూ చాలా బాగున్నవన్నారు. చంద్రవదనుడు ఇటీవల ఇంత ఆవేశంతో రాసిన పద్యాలు లేవన్నారు. నేను సంతోషించాను. కాని మరునాడు థ్యాంక్సు చెప్పటానికి వచ్చి ఏమన్నాడో చూశావా ఉషారాణి ?"

"ఏమన్నాడు ?"

"ఆ పద్యాలు నిన్నుగురించే వ్రాశానని, నువ్వు అతనిని కొన్నిరోజులు మురిపించి, దగ్గరకుతీసి, అకారణంగా త్రోసివేశావనీ, అందుకు అతని హృదయం గాయపడి తన ఆక్రోశాన్ని ఈపద్య రూపంలో వెడల గ్రక్కిందని చెప్పాడు. నేను అతన్ని నానాచివాట్లూవేసి పంపాను. తరువాత ఆపద్యాలను చదివి చూద్దునుగదా, అతను చేసిన వర్ణనలన్నీ నిన్నుగురించే చేశాడని స్పష్టపడింది. ముందుగా నిన్నుగురించి వ్రాశాడని తెలిస్తే వేయకపోదును. నువ్వునన్ను క్షమించాలి ఉషారాణి" అన్నాడు.

ఉషారాణికి చంద్రవదనుని మీద చాలా అసహ్యం వేసింది. మనుష్యులు ఇంతనీచంగా ఎందుకు ప్రవర్తిస్తారో ఆమెకు అర్థంకాలేదు. ఆయన ఏదో తీవ్రమైన మానసిక అంటువ్యాధితో బాధపడుతున్నాడని ప్రథమ పరిచయంతోనే ఆమె తెల్సుకుంది. ఇటువంటి రోగగ్రస్తులు కవిత్వం ఎలావ్రాస్తారా అని ఆశ్చర్యపడింది.

"ఈ కవుల జాతి చిత్రమైన జాతి ఉషారాణి. ఆ మాటకువస్తే రచయిత లందరూ అటువంటి వారేనని అనుకోవచ్చు. మనస్సులో ఏవో కోర్కెలు పెట్టుకొని పరిచయం చేసుకుంటారు. దగ్గరకు జేరతారు. తమకు అనుకూలంగా అనేక భ్రమలు సృష్టించు కుంటారు. ఆ కోర్కెలు తీరక, భ్రమలు తొలిగేటప్పటికి కలంపట్టి నానా రేండాలం వ్రాస్తారు. అనవసరంగా అవతల మనిషిని లోకులదృష్టిలో తేలిక పరుస్తున్నామనే జంకే వారికి ఉండదు. వారిని ఎంతదూరంలో ఉంచితే అంతమంచిది." అన్నాడు.

[సశేషం]

కుమారి సౌదామిని

[శ్రీ అన్నావ్రగడ కామేశ్వరరావు. సరళాదేవిగార్ల కుమార్తె]

పల్లాయి పదం

దిగు దిగు దిగునాగ
దిగుర సుందరినాగ
ముద్దు ముద్దు రేపల్లె
మొద్దుల్లో వోనాగ.

ఏడుమంది యావండ్లు
ఓకత్త కోడండ్లు,
ఇల్లలికి ముగ్గుపెరిసి
విరజాజి మీన పరిసి
అంకూరి వెంకయ్య
వంకాయ లమ్మొస్తె
గంపదాటుసుండి
కొంపముంచేవు కొడుక.

అచ్చనావులపాలు
అరటిదొల్లల పిండి
నీ పుట్ట లిడుతాను
నీ పుట్ట లిడుతాను
నీళ్ల గలపని పాలు
నీ పుట్ట లిడుతాను.

కొర్ర కుప్పలమీన
కోరి పండిన నాగ
కోరెంద్ర పురుగని
కొట్టివేతురు కొడుక!

వరికుప్పలమీన
వొర్గి పండిన నాగ
వరి పురుగని
చంపేతురు కొడుక,

అగట్టు రాగట్టు
పాముల్ల పడికట్టు
నాగన్న ఉండేటి
నాగస్వరపు గట్టు.

దిగు దిగు దిగునాగ
దిగుర సుందరినాగ
ముద్దు ముద్దు రేపల్లె
మొద్దుల్లో వోనాగ.

సంకలనం
'బాదగౌని'

గీతామృతము

రచన:
శ్రీ జాస్తి వెంకటనరసయ్య

"సర్వోపనిషదో గావో
దోగ్ధా గోపాలనందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా
దుగ్ధం గీతామృతం మహత్."

ఉపనిషత్తులు గోవులు. శ్రీ కృష్ణుడు పాలు పితుకువాడు, అర్జునుడు ఆవుదూడ. పండితులు అనుభవించువారు. గీతామృతము పితుక బడినది—

"మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినేదినే
సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనమ్"

జలస్నానము శరీర మలమును పోగొట్టగా భగవద్గీతాస్నానము సంసారమలమును నాశనముచేయును. "గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః" అనంతశాస్త్రములతో పని లేకుండా గీతను చదివి ఆచరణ యందుంచు మానవుడు తరించును. శ్రీ శంకర, రామానుజ, మధ్వాచార్యులు అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతమత స్థాపకులు. వారు భగవద్గీతకు వేరు వేరుగా భాష్యములు రచించిరి. శ్రీశంకరానందస్వామి, గాంధీ మహాత్ముడు, అనిబిసెంటుమున్నగువారు కూడ భగవద్గీతకు వ్యాఖ్యానములు రచించిరి.

మానవుడు సుఖజీవితమును గడుపుటకు పాటింప వలసిన ధర్మసూక్ష్మములన్నియు గీత యందు వివరింపబడినవి. అందలి భావములు. అనంతములు. మానవుడు శ్రద్ధాభక్తులతో చదివిన కొలది, యవి విశదము అగుచుండును. వేదముల సారమంతయు అందున్నది. సరళమగు సంస్కృతభాష యందది నిబద్ధమైనది. గీతవలె, సమతను, ఏకతను, బోధించు గ్రంథము ప్రపంచ భాషలలోమరియొకటి లేదని చెప్పవచ్చును. మానవుడు విచారగ్రస్తుడైనపుడు, గీతాశ్లోకభావములను విచారించునేని, తప్పక శాంతినిపొందును. మానవుల కందరకు గీతాపఠనమునందు అధికారమున్నది. భక్తిశ్రద్ధలున్న వారందరు చదువవచ్చును.

"యే మే మతమిదం నిత్య
మనుతిష్ఠంతి మానవాః
శ్రద్ధావంతో నసూయంతో
ముచ్యంతే తేపి కర్మభిః" 113—39

అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పియున్నారు. ప్రపంచములోని ముఖ్యభాష లన్నింటిలోనికి భగవద్గీత అనువదింపబడినది. కృష్ణుడు హిందూజాతిలో పుట్టుటచే, గీత, హిందూమతమునకే చెందునను పరికాదు. క్రైస్తవ, ముస్లిము, బౌద్ధాది మతములకు చెందినవారు కూడ గీతను చదివి లాభింపవచ్చును.

"యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య
తదాత్మానం సృజామ్యహం" 4—7
"పరిత్రాణాయ సాధూనాం
వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే" 4—8

అని శ్రీ కృష్ణుడు గీతలో తన విశాలదృక్పథమును విశదీకరించెను. గీతాధర్మమును ఆచరణయందుంచుచో మానవుడు ఈలోకమున పరలోకమునకూడ సౌఖ్యములుపొందును.

"సుఖదుఃఖే సమే కృత్వా
లాభాలాభౌ జయాజయౌ
తతోయుద్ధాయ యుజ్యస్వ
నైవం పాప మవాప్స్యసి" 2—38

"జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమాన దృష్టితో జూచుచుయుద్ధ ప్రయత్నము చేయుము. అపుడు పాపమునిన్ను పొందజాలదు" అని అర్జునునకు శ్రీ కృష్ణునిచే సమతాధర్మము బోధింపబడినది. అహంకార మమకారములకు దూరుడై ఫలాసక్తి రహితుడై మానవుడు కర్మయోగి కావలయును. గీతయందలి జ్ఞానయోగము, కర్మయోగము, భక్తియోగము భిన్న భిన్నములైనవికావు. పరస్పర పోషకములు.

"యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా"
6—17

అని ఆహార విహారాదులతో పరిమితి, నిరూపింప బడినది. సాత్విక, రాజస, తామసభేదములతో క్రియలు, భావములు, తపస్సు, ఆహారము, బుద్ధి, ధృతి, సుఖము, కర్మ, కర్త, జ్ఞానము మున్నగునవి విశదీకరింప బడినవి. అందు సాత్వికమైనదే ఆరాధింపదగినదని ఆచరింపదగినదని నిరూపింపబడినది.

గీతయందలి జ్ఞానమార్గము హేతువాదంతో శాస్త్ర చర్చ చేయుచు వేదాంత రహస్యములను గ్రహించు సాంఖ్యులకు ఉపయోగించును. కర్మమార్గము నిష్కామకర్మ చేయువారికి నిరూపింపబడినది. క్రొత్త పనులు ప్రారంభించకపోయినచో, నైష్కర్మ్యసిద్ధి కలుగునని కొందరు తలంచుట పొరపాటు. హిమాలయములకు పోయి ముక్కుమూసికొనినంత మాత్రమున నైష్కర్మ్యసిద్ధి కలుగనేరదు. ప్రకృతిజన్యగుణములచే కర్మజరుగుచునే యుండును. వూపిరి పీల్చుట కూడ కర్మయే యగును. కాబట్టి కామ్యకర్మలను, నిషిద్ధకర్మలను విడిచి, నిత్యనైమిత్తిక రూపములగు నియతకర్మలను తప్పక చేయవలయును. కర్మ చేయనిచో శరీరయాత్ర కూడ సాగనేరదు. కాన మానవుడు తన మనస్సును నియమబద్ధ మొనర్చుకొనినచో, మహానదుల ప్రవాహములను కట్టుబాటుచేసి క్షేత్రములకు మరలించి పంటలు పండించినట్లు, మనస్సును కూడ మంచిపనులకు తోడ్పడునట్లు చేయవచ్చును. అదియే యోగసాధన. అభ్యాసముచేతను వైరాగ్యము చేతను మనస్సును స్వాధీనపరచుకొన వచ్చును. "ఆత్మ సంయమయోగ"మను ఆరవ అధ్యాయమున ఈ విషయము వివరింప బడినది. యోగము యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధు లని ఎనిమిది భేదములతో నున్నది. జ్ఞాన, కర్మ, యోగములు మూటి యందు భక్తియునునది. అనుస్యూతముగా నుండవలయును. కాబట్టి గీతయందు నిరూపింప బడిన ప్రధాన సిద్ధాంతములు పరస్పర విరుద్ధములుకావు. అందొకదానిని ప్రధానముగా స్వీకరించి సాధన చేయువారికి మిగిలినవికూడ తోడ్పడు చుండును. అనగా కర్మయోగికి పరిమితమైన జ్ఞానము, భక్తి, ఆత్మసంయమముకూడ ఉండి తోడ్పడుచుండును.

వేదములలోని విభేదములను తొలగించుటకు ఉపనిషత్తులు ఉద్భవిల్లినవి. ఉపనిషత్తులలోని విభేదములను తొలగించుటకు బ్రహ్మసూత్రములు వచ్చినవి. బ్రహ్మసూత్రములు సామాన్యులకు అర్థముగాక పోవుటచే సరళభాషతో కూడిన భగవద్గీత ఉదయించినది. గీతలోని భావములు నిత్యనూతనములు. సర్వమానవ జీవితాధారములు.

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి"
2—47

అని నిష్కామకర్మాచరణమే కర్మయోగికి ఆదర్శముగా నిరూపితము. "యోగః కర్మసు కౌశలం" అనియు "జ్ఞానం విజ్ఞానసహితం" అనియు చెప్పి కృష్ణుడు కామ క్రోధ లోభములు నరకద్వారము లని చెప్పెను.

"త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః
కామః క్రోధ స్తథాలోభః తస్మాదేతత్త్రయం
త్యజేత్" 16—21

సాధకునకు సమతాగుణము సహజమని ఈ క్రిందిశ్లోకాలు చెప్పుచున్నవి.

"యంహి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ
సమదుఃఖ సుఖంధీరం సో మృతత్వాయకల్పతే"
2—15

"సుఖ దుఃఖే సమేకృత్వాలాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి" 2—38

"యోగస్థః కురుకర్మాణి సంగం త్యక్త్వాధనంజయ
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ
ఉచ్యతే" 2—48

5 వ అధ్యాయంలోని 18, 19 శ్లోకాలు, 6 వ అధ్యాయంలోని 8, 9 శ్లోకాలు, 12 లోని 18, 19 శ్లోకాలు, 14లోని 24, 25 శ్లోకాలు సిద్ధపురుషుడైన వానికిగూడ "సమత" ముఖ్యమని నిరూపించుచున్నవి. ఇదియే గీతాప్రధానోపదేశము.

గీతయందు చెప్పబడిన గుణాతీతుడు, స్థితప్రజ్ఞుడు, భక్తుడు అను మువ్వురు సమాన గుణములతో ప్రకాశించువారు. రెండవ అధ్యాయములో చెప్పబడిన స్థితప్రజ్ఞుని గుణములే పన్నెండవ అధ్యాయమందలి భక్తుని గుణములతో సరిపోలును. పదునాల్గవ అధ్యాయమున చెప్పబడిన గుణాతీతుడు భక్తునితో సాటివచ్చును. 16 వ అధ్యాయమందు చెప్పబడిన దైవీసంపద ఈ మువ్వురియందు కన్పట్టుచుండును.

భగవానునియందు ప్రేమ కలిగినప్పటి నుండియు పాపములు నశించిపోవును. సాధన యందు శాంతి లభించును. సాధకుడు మృత్యు సమయమునందుకూడ దైవస్మరణను వీడక శాంతచిత్తుడై దైవసాన్నిధ్యమును పొందును. ఈ క్రింది శ్లోకభావములు గమనింపుడు:

"అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర
సంశయః" 8—5

"యం యం వాపి స్మరన్భావం త్యజత్యంతే
కళేబరమ్
తం త మేవైతి కౌంతేయ! సదా తద్భావభావితః"
8—6

మనోవాక్కాయకర్మలతో ఆచరణను జీవితముతో సమన్వయించుకొన్న మానవుడే అంత్యకాలమున దైవస్మరణజేయుటకు సాన్నిధ్యమును పొందగల్గును. గీతను చదివినకొలదియు క్రొత్త యర్థములు స్ఫురించి 701 శ్లోకములలోని సంపూర్ణమగు అర్థము గ్రాహ్యము కాలే దను భావన కలుగుచునేయుండును. మథించినకొలది వెన్న లభించునట్లు మననము చేసినకొలదియు నూతనార్థములు కలుగుచునే యుండును.

ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ మూడును ప్రస్థానత్రయ మనబడును. ప్రస్థాన మనగా ప్రమాణ మని యర్థము. గీత స్మృతిప్రస్థానమని చెప్పబడుచున్నది. సంస్కృతములో వేదములు (1) మంత్రము, (2) బ్రాహ్మణము, (3) ఆరణ్యకము, (4) ఉపనిషత్తులు అను నాలుగుభాగములతో నున్నవి. ఉపనిషత్తులను గుహ్యశాస్త్రము అని, రహస్యశాస్త్రము అని చెప్పుదురు. వేదభావముగల వాక్యములకు తావు ఈయకుండుటకు వేదవ్యాసులు ఉపనిషత్తుల బోధలను సూత్రరూపములో వ్రాసిరి. అవియే బ్రహ్మసూత్రములు. వీనిని వేదాంతసూత్రములు, శారీరకసూత్రములు అనికూడ యందురు. సూత్ర మనగా పటువంయినటువంటి విజ్ఞానవచనమని యర్థము.

భగవద్గీత వేదాంతులకు మాత్రమే వ్రాయబడినది కాదు. మానవుడు లోకమున అనుసరింపవలసిన జీవితవిధానమును గీత నిరూపించుచున్నది. గీతాబోధచే అర్జునుడు కర్తవ్యమును గ్రహించి యుద్ధమొనర్చి జయమును గాంచెను. గీతలోని మొదటి ఆరు అధ్యాయములు కర్మయోగమును; మధ్యనుండలి ఆరు అధ్యాయములు భక్తియోగమును, చివరి ఆరు అధ్యాయములు జ్ఞానయోగమును నిరూపించుచున్నవి. కర్మయోగము ఎక్కువమందికి అందుబాటులో నుండును. లోకమాన్య బాలగంగాధర తిలకు "గీతారహస్య"మను పేర భగవద్గీతకు కర్మయోగభాష్యమును వ్రాసిరి. అది మహాగ్రంథము. లోకమాన్యుని పాండితీ ప్రతిభలు, అసమానమేధాసంపత్తి అందు అత్యద్భుతముగా కన్పట్టుచున్నవి. అవశ్య పఠనీయము. "యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్" అని 18 వ అధ్యాయములో 5 వ శ్లోకములో యజ్ఞాదికర్మలు విడువరానివని చెప్పబడినది. యజ్ఞమనగా పరోపకారమని గాంధీ మహాత్ముడు తమ "అనాసక్తి యోగ" మను గీతా వ్యాఖ్యానమందు నిర్వచించెను. "తే త్వఘం భుంజతే పాపా, యే పచం త్యాత్మకారణాత్" "ముక్తసంగస్సమాచర" "తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచర" "నియతం కురు కర్మత్వం" మున్నగు వాక్యములు కర్మయోగము యొక్క ప్రాధాన్యతను నిరూపించుచున్నవి. ఆచార్య వినోబా బావేగారి "గీతా ప్రవచనములు" వ్యక్తిగతజీవితమునందును, సామాజికజీవితమునందును చిత్తశుద్ధిని కలిగించుటకు తోడ్పడుచున్నవి. ఆంధ్రములో ఆదిపూడి సోమనాథరావు, బి. పాపయ్యశాస్త్రి, అభినవ తిక్కన తుమ్మల, డా. ఆదుమర్తి నారాయణరావు (ఆంధ్రవనంద్యకృష్ణులు) మున్నగువారి పద్యానువాదములు ఎన్నో యున్నవి. గద్యానువాదములు అనంతములు. పైనచెప్పిన గీతాభాష్యములు, వ్యాఖ్యానములుకూడ తెలుగులోనికి వచ్చినవి.

కర్మ ఫలమ్మును గోరక
నిర్మలచిత్తమ్ముతోడ నిస్సంగులరై
కర్మలజేసిన జీవిత
మర్మంబెరుగంగవచ్చు మాన్యసుతమ్మున్.

జి. వి. రెడ్డి అండ్ కో (రిజిష్టర్డ్)
గోపాలపురం తూ.గో. జిల్లా
మహాసౌధ బ్రాండ్
శాస్త్రీయ ఆయుర్వేదౌషధములు
కట్టాగు ఉచితం లభించును
సవామహావ్యాధులకు గ్యారంటీ చికిత్స

నోర్టన్ మరియు అడ్మిరల్
సైకిళ్లు మెత్తగా నడచును..



వీటికి మేలైన హబ్ కలదు
ఫ్రెంచ్ సైకిల్ రూ. 250
సోల్ ఏజంట్లు:
హిందూస్తాన్ డీలర్సు లిమిటెడ్
కెంపెగౌడ రోడ్డు, బెంగుళూరు.

జగన్మాత, జగత్పిత

శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామివారు తమిళ భాషలో చేసిన ఉపన్యాసానికి 'విశాఖ' ఆంధ్రీకృతము.

వాగర్థా విన సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ:

జగతః అనగా లోకము. ఈ జగత్తునకు మాతాపితరులు పార్వతీ పరమేశ్వరులు. ప్రపంచమే ఒక పెద్ద కుటుంబము.

మాతా చ పార్వతీదేవీ, పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం.

అని శంకరుల వాక్యము. సకల జనులకు తల్లి పార్వతి, తండ్రి పరమేశ్వరుడు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యని మహాకవి కాళిదాసు రఘువంశపు ప్రారంభమున నొక మంగళ శ్లోకమును రచించెను. పార్వతీ పరమేశ్వరులు ఒకరి నొకరు వదలిరానట్లు ఏకమై యున్నారు. నేను 'పశుః' అను నొక పదము చెప్పినప్పుడు, 'పశు' అను రెం డక్షరముల సముదాయమును చెప్పితిని. ఈ రెండక్షరములు విన్న మీకు వెంటనే ఒక రూపు గోచరించును. ఆ రూపు జ్ఞాపకమునకు వచ్చును. ఈ రెం డక్షరములు ఒకచిహ్నము. శ్రవ్య మగు ఒక శబ్దమాత్రము.

పశు అను శబ్దానికి, అది సూచించే ఆలమందకు, ఈ పదమునకును, దాని అర్థమునకు ఏమి సంబంధము ? ఈ మాటచెప్పగనే ఆ వస్తువు మనకు తోచును. లేదా పశువును చూచిన తోడనే ఆ వస్తుచిహ్నమగు ఈ శబ్దము గుర్తుకు వచ్చును. వీనికి అవినాభావసంబంధము. వీనినేనామ రూపము లని అంటారు. వీనిని వేరుచేయలేము. వాక్కు, దాని అర్థము ఎటుల ఒకదాని నొకటి కలసి, వదిలిరాకయున్నవో అట్లే పార్వతీ పరమేశ్వరులు ఒకరి నొకరు వదలియుండరు. అదియే అర్ధనారీశ్వరతత్త్వము. ఇటు చూచిన అంబిక, అటు చూచిన పరమేశ్వరుడు.

వాగర్థా విన సంపృక్తౌ

'సంపృక్తౌ' యనగా చేరియుండుట. వాక్కు, దాని అర్థము ఎటుల ఒకదాని నొకటి వదలక చేరియున్నవో యట్టి మాతాపితరులయిన అర్ధనారీశ్వరస్వరూప మగు పార్వతీపరమేశ్వరులకు నమస్కార మని కాళిదాసకవి అనెను. ఆయన నమసరించి, సంస్కృతభాషాభ్యాసము చేయువారు తొలుదొలుత ఈ శ్లోకమును చెప్పి నమస్కరిస్తారు.

మనకు రూపునొసగునది తలిదండ్రులు. దేహమునకు కారణభూతుడు తండ్రి. పుష్టికర మగు ఆహారమునిచ్చి పోషించునది తల్లి. దేహమునకు పుష్టి నొసగునది ఆకారము. ఏ కొంతయు లేక ఆత్మకు పుష్టి నొసగున దెవరు ? ఆత్మ యన ప్రాణము. ప్రాణమున కేది పుష్టి ? ఆనందమును, జ్ఞానమును. ప్రాణ మెన్నడు దేహధారణ మొనర్చెనో దానికి నాటినుండి కష్టములే. కష్టములకు కారణము జన్మయు, దేహధారణయు. మరొక జన్మ ఎత్తిన మరిన్ని కష్టములు.ఏదో కన్నతండ్రి యురత సంపాదించి పెట్టిపోయినాడు, దేహమునకు శ్రమలేదని అనుకొన్న ఆత్మ కనేక కష్టములు, శ్రమలు, అవమానములు, దుఃఖములును. దేహమునకుగానీ, ఆత్మకుగాని కష్టమే రాకూడదన్న మార్గము జన్మరాహిత్యమే. జన్మ ఎత్తితిమా ఆనందము స్వల్పము; దుఃఖము అధికమును.

ఎపుడునూ దుఃఖమేలేక ఆనందముతో నుండునట్లు చేయునది ఆత్మ. అందరి ఆత్మలకు పుష్టియయిన ఆనందపుటాకారముల నిచ్చునది పరాశక్తియును, పరమేశ్వరుడును. ఆమె జగన్మాత. ఆయన జగత్పిత. వారిని శరణు జొచ్చినేకాని, జన్మ లేకుండా పోదు. జన్మరాహిత్యమన్న విరవధి కానందమే. జన్మ కలిగినదన్న ఆనందమున కొక కొరత అని అర్థము. ప్రాణము లేక ఆత్మకు ఆహారము లేక పుష్టి ఎప్పుడును ఆనందముగా నుండటమే. ఆ ఆనందనిలయము నొసగగలుగు వారుతల్లిదండ్రులే. కొందరు ఈశ్వరోపాసన చేయుదురు, కొందరు దేవీఉపాసన చేయుదురు, మరికొందరుయిద్దరమాచేర్చి ఉపాసనచేయుదురు.

వీరివద్దకు వెళ్ళ నేమి అవసరము ? వ్యాధిగ్రస్తుడు రుగ్మతా నివారణార్థము వైద్యుని కడకు వెళ్ళును. బీదవాడు బిచ్చముకొరకో, చేబదు లడుగుటకో, యొక శ్రీమంతుని వెదకుకొనుచూ వెళ్ళును. ఇట్లు ఒక్కొక్క కార్యార్థమై, ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళవలసి యున్నది. మనకు యిది లేదే, అది లేదే అని ఎన్నో కొరతలు. మనసులో వారు మనల నవమానించిరి. వీరు మర్యాద చేయలేదు అన్న దుఃఖము జన్మతః వచ్చినది. వీనినంతా పోగొట్టుకొనవలయునన్న పరమేశ్వరుని వద్దకు వెళ్ళవలెను. అప్పుడే మనసున కొక పూర్ణత్వ మొదవును.

ఎప్పుడు చూచినను మనస్సున కొక చింత. ఈ శ్రమల కంతా కారణ మేమి ? కారణము ఆన్మించుటయే. ధనములేనివాడు ధనికునికడకు వెళ్ళినట్లు జన్మ వద్దనుకున్నవాడు జన్మ లేనివాని వద్దకు వెళ్ళవలెను. వాని అనుగ్రహమాత్రమున మనకు జన్మ లేకుండా పోవును. జన్మ లేకపోయిన పింతయు శూన్యమే. అందుచే జనన మరణ రహితుడగు ఈశ్వరునివద్ద కేగవలెను. పార్వతీ పరమేశ్వరుల కడకు పోవలెను.

పుట్టుక, చావు వున్నదని మన కందరికిని తెలుసును. ఈ రెంటికీ కారణమేమి ? పుట్టుకకు కారణము కామము. చావునకు కారణము కాలుడు. కామముచేత జన్మించిన వస్తువు కాలునిచేత గ్రసింపబడుచున్నది. కాము డేతెంచిన చెట్టును విగురించును. కాలుడు వచ్చిన శుష్కించి, జీర్ణమగును. 'కాలో జగద్భక్షకః' సూర్యుడైనను చంద్రుడైనను, కాలవశమ వచ్చిన నశించి పోవలసినదే.

కామ మనునది లేకపోయిన ఉత్పత్తి అనునది లేదు. కాలమనునది లేకపోయిన వినాశమనునది లేదు. అందుచేత మనము ఈ రెంటినీ జయింపవలెను. ఈ వరప్రసాదార్థమై మనము వెళ్ళు ఈశ్వరు డెట్లున్నాడు ?

''కాముని కంటితో నీరు చేసెను,
కాలుని కాలితో తన్నివేసెను''

అని తమిళమున యొక కీర్తన. మన్మథుని దృష్టిమాత్రమున దగ్ధమొనరించినవానికి యముని కాలదన్నినవానికి, ఉత్పత్తి వినాశములు లేవు. అందుచే పరమేశ్వరునికడకు మన మేగిన పుట్టుకయు లేదు, గిట్టుటయు నుండదు.

ఆయనను మాత్రము దర్శించిన చాలదా ? ఇక దేవి నేల కొలువవలయును? అన్న వీరిదుపు వాగర్థములు కదా!

ఆయన కాముడిని కాల్చివేసినది తన లలాట నేత్రముతో. అర్ధనారీశ్వరప్రకృతులగు వీరికి మూడవకన్ను పాదుపగు అంగము. ఆమెకుసగము, ఆయనకు సగము. కాలునిదన్నినది వామపాదముతో. ఆ పాదము అంబికది. అందుకే కామవిజయము నకు, కాలనిగ్రహమునకు మరణదుఃఖమును పోకార్చ దేవి అనుగ్రహ ముండవలయును. జన్మ మనకు వద్దన్న పార్వతీపరమేశ్వరుల నిద్దరినీ చేర్చి ఉపాసన చేయునగును. వారు ఏకశరీరధారులుగా నుండుట మనకు ఎంతో మేలైనది. వారి అనుగ్రహమున చావుపుట్టుకలు సులభముగా దప్పించుకొనగలము.

ముత్తయ్య దీక్షితులు, త్యాగయ్య, శ్యామాశాస్త్రి, వీరు ముగ్గురునూ సంగీతముచే భగవంతుని ఉపాసన చేసినవారు. దీక్షితులు నవావరణ కీర్తనలను వీణపై పాడి, దేవి నారాధించెడివారు. శ్రీచక్రపూజచేసెడివారు. సంగీతమం దభిరుచి యున్నవారికి తెలియును. ఒకనాడు దీక్షితులు పాడుకొనుచు అందే నివగ్నులైయుండిరి కార్తీక అమావాస్యనాడు వీణపై ''శ్రీ మీనాక్షి మేముదందేహి'' అను పాట పాడసాగిరి. పాటకొనలో 'పాశమోచనీ' యని వచ్చును. ''ముదందేహి—పాశమోచనీ'' అని పాడుచున్నప్పుడు శ్వాస నిలిచిపోయెను. మరణదుఃఖమే లేదు. తన్మయులైపోయిరి. దేనిని సదా ప్రార్థించుచుండిరో ఆ వస్తువు తామే అయిపోయిరి. మరణమనునదిలేక ఆనందమున లయమైపోయి జనన మరణరాహిత్యస్థితిని పొందిరి.

చావు, పుట్టుక అను రెండు దుఃఖములులేని జనన నివృత్తిని వెదకుకొన మనము జగన్మాతయు జగత్పితయు నగు పార్వతీపరమేశ్వరులను స్మరించుకొనుచూ, ''జగతః పితరౌవందే పార్వతీ పరమేశ్వరౌ'' యని శరణు పొందవలెను.

(తమిళము నుండి 'విశాఖ' చే ఆంధ్రీకృతము)

వ్యాఘ్రాజినముపై ఆసీనులైనవారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు, ప్రక్కన శ్రీవారి ప్రథమ శిష్యులు.

గ్రహస్థితి

మిథునంలో అంగారకుడు. సింహంలో రాహువు. మకరంలో గురు, శనులు. కుంభంలో రవి, బుధ, కేతువులు. మీనంలో శుక్రుడు. మీన, మేష వృషభ మిథునాలలో చంద్రుడు.

వ్యాపార భవిష్యత్తు:

బంగారము	—నిలుకడ
వెండి	—మందము
నూలు వస్త్రములు	—తేజి
నూనెవిత్తనములు	—తేజి
పసుపు	—మందము.

తారాబలం-చంద్రబలం

19—2—1961 మొదలు 25—2—1961 వరకు

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1 పా.)

వివిధరూపాలలో మీనవాయాన్ని అర్జించేవారుంటారు. సాధ్యమైనంతవరకు అందరినీ సంతృప్తిపరచాలనే చూస్తారు. సమిష్టిగా సాధింపదలచిన కార్యాలలో బాధ్యతపైన పడుతుంది. సామాజికంగా మీ స్థానానికి విలువ హెచ్చుతుంది. గొప్పవారితో సమావేశా లెక్కువవుతాయి. వెనుకముందులు చూడకుండా ధనాన్ని ఖర్చుచేస్తూ మీహోదాను నిలబెట్టుకొంటారు. సద్వినియోగంచేస్తున్నామనే సంతృప్తి ఉంటుంది. దైవికంగా ఆదాయం కలిసివస్తూండటముచే ఖర్చులను భరించగలుగుతారు. శుభకార్యములు కలిసివస్తాయి. నూతన బాంధవ్యం ఏర్పడుతుంది. కలవారితో చేతులు కలుపుతారు. లాభదాయకంగా మీవ్యాపారములు కొనసాగుతాయి. స్పెక్యులేషన్ ఫలిస్తుంది. ఇతర వాణిజ్యసంస్థలతో వర్తక వ్యవహారములు అనుకూలంగా కుదురుతాయి. ఉద్యోగములలో అనుకూల మార్పులు వస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. లాభదాయకమగు ప్రయాణాలు సాగుతాయి. అనుకూలవార్తలు అందుతాయి. సుఖసంతోషాలతో గృహస్థజీవితం గడుస్తుంది.

వృషభం

(కృత్తిక 2,3,4 పా. రోహిణి, మృగశిర 1,2 పా)

ఇంతకుముందున్న ఈతిబాధలు తొలగి స్వస్థత చిక్కుతుంది. మీ శక్తిసామర్థ్యములకు తగిన అవకాశములు లభిస్తాయి. నూతనమార్గములలో మీ అభివృద్ధి కార్యకలాపములు ప్రారంభమవుతాయి. సర్వప్రయత్నములందును మిత్రుల ప్రోత్సాహసహకారాలు లభిస్తాయి. నిరుద్యోగసమస్యలు తొలగుతాయి. సాహిత్యరంగములో ముందడుగు వేస్తారు.మిత్రులవలనబహుమానాలు అందుతాయి. విలువగలవస్తువులు కొంటారు. వస్తువాహనము లేర్పడుతాయి. ఉద్యోగములలో అనుకూల మార్పులు వచ్చి అభివృద్ధికి పోగల అవకాశములు లభిస్తాయి. క్రమాభివృద్ధితో మీ వ్యాపారాలు ముందుకునడుస్తాయి.ఇదివరకటికన్న రాబడి బాగా ఉంటుంది. నూతనమార్గములలో ఆదాయం లభిస్తుంది. గృహ, భూ, వసతుల నుండి కొందరికి ఆదాయం వస్తుంది. ఇంతకు ముందు, జేసిన అప్పులను సమర్థించుకోవలసి వచ్చుటచే తలపెట్టిన నూతనోద్యమములు చురుకుగా ముందుకు సాగవు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గృహస్థజీవితం గడుస్తుంది.

మిథునం

(మృగశిర 3,4 పా.ఆర్ద్ర, పునర్వసు1,2,3పా.)

అనుకూలంగా వ్యవహారికసమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయంగా అభ్యంతరాలు తొలగి అనుమతులు లభిస్తాయి. ముందు జరుగవలసిన అభివృద్ధినిగూర్చి ప్రయత్నాలు ఆరంభిస్తారు. మీ బుద్ధిబలంతో ఎదుటివారిని కూడకట్టుకొని మీ కార్యాలను చక్కబరచుకొంటారు. వ్యయప్రయాసలు అధికంగా కపిస్తున్నా ఫలితం మాత్రం బావుంటుంది. తలపెట్టిన నూతన వ్యాపారములగూర్చి విస్తారంగా ధనవ్యయమౌతుంటుంది. దైవికంగా నూతన మార్గములలో ఆదాయం లభిస్తూ అవసరములు తీరుచుంటాయి. డబ్బు ఇచ్చిపుచ్చుకొనుటలో అభిప్రాయ భేదాలు రాకుండాచూచుకోవాలి. మీ విద్యావ్యాసంగములు ప్రజాసుమోదం పొంది గౌరవంతోబాటు ఆదాయాన్ని సమకూరుస్తాయి. తగిన పెట్టుబడులు లేనికారణంగా మీ వ్యాపారములు ఉత్సాహంగా ముందుకుసాగవు. రాబడిమాత్రం ఇదివరకటికన్నా మెరుగ్గా వుంటుంది. ఉద్యోగముల గౌరవప్రదంగా సాగిపోచుంటాయి. శుభకార్యములు కలిసివస్తాయి. బంధుమిత్రుల రాకపోకలతో, విందుభోజనాలతో గృహస్థజీవితం సుఖంగా గడుస్తుంది.

కర్కాటకం

(పునర్వసు 4 పా. పుష్యమి, ఆశ్లేష)

ప్రస్తుత పరిస్థితులు మీ ఓర్మిని పరీక్షించే విగా ఉంటాయి. ఎటు జూచినా వ్యతిరేకవాతావరణమే కనిపిస్తుంది. లేనిపోని నిందలు వస్తుంటాయి. ఎదుట నిలుచుటకే భయపడువారు ఎదురుతిరిగి మాటలాడుటకు సిద్ధపడుతారు. ఉద్రేకం వస్తుంది. సమయం కాదు. మార్పును గమనిస్తూ వేచివుండటం మంచిది. కుటుంబములో పరస్పరభేదాభిప్రాయము లెక్కువవుతాయి. శుభకార్యాలోచనలు ఒక నిర్ణయానికి రావు. ఉద్యోగములలో కార్యభారం అధికమవుతుంది. ఆరోగ్యం లోపిస్తుంది. కొందరికి బదిలీ కాగల సూచన లున్నవి. పోటీని ఎదుర్కొనవలసి వచ్చినా ఆగిపోకుండా,నష్టంకలుగకుండా మీవ్యాపారాలు ముందుకు నడుస్తాయి. స్థిరవసతుల నుండి ఆదాయం వస్తుంది. వ్యవహారములగూర్చి ప్రయాణాలు ఎక్కువవుతాయి. డబ్బు విస్తారంగా నలిగిపోచుంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

సామాన్యమైన పేచీలు వస్తుంటాయి. వాగ్వివాదములతో రభస జేసుకొని రచ్చకెక్కవద్దు. ఎట్టి సమస్యలైనా సామరస్యంగా పరిష్కారం కాగల సమయం. ఎదుటివారిని మంచి చేసుకొని మీ కార్యాలను చక్కబెట్టుకోవాలి. పట్టుదలలు పెంచుకొని లభింపనున్న అవకాశాన్ని జారవిడవకండి. మీ వ్యాపారాభివృద్ధికి ఇతరుల మద్దతు లభిస్తుంది. వ్యాపారమునుగూర్చి కొంత కాలం ఇతరప్రదేశాలలో ఉండిపోతారు. కలవారితో చేతులు కలుపుతారు. రాబడి బావుంటుంది. ఉద్యోగములు గౌరవప్రదంగా సాగిపోవును, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో భేదాభిప్రాయాలు వస్తాయి. కళత్రమునకు స్వల్ప అనారోగ్యం సూచిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల కలహప్రసంగాలలో జోక్యం కల్పించుకోవద్దు. ప్రయాణాలలో జాగ్రత అవసరం. శుభకార్యములు కలిసివస్తాయి.

కన్య

(ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1.2 పా)

మంచిరోజులు వచ్చాయి. మాటలే చేతలుగా మారుతాయి. వ్యావహారిక, రాజకీయరంగాలలో విజయాన్ని సాధించి పంతాన్ని నెగ్గించుకుంటారు. మీ కార్యదీక్ష, సమర్థత స్పుటపడి పోస్పర్ధులకు ఆశ్చర్యంకలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. గౌరవంతోబాటు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఏదో విధంగా సమర్థించుకోగలుగుతారు.ఇతరవ్యాపకములతో నిర్లక్ష్యంగా చూస్తూవచ్చిన మీవ్యాపారములందు శ్రద్ధాశక్తులు ఎక్కువవుతాయి. లోటుపాటులు సమర్థించుకొని క్రమబద్ధంగా ముందుకు నడుపుతారు. రాబడి బావుంటుంది. స్నేహితులకు కూడా సాయంచేయగలుగుతారు. ఉద్యోగములలో అనుకూలమార్పులు వస్తాయి. అధికారాలు పెరుగుతాయి. శుభకార్యములు కలిసివస్తాయి. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. సాహిత్యరంగంలో ముందడుగువేస్తారు.సుఖసంతోషములతో గృహస్థజీవితం గడుస్తుంది.

తుల

(చిత్త,4 పా. స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఇంతకుముందు వ్యతిరేకభావంతో నున్నవారు, వారి స్వభావాన్ని మార్చుకొని మీతో ఏకీభవించి మిమ్ములను అనుసరిస్తారు. ఆందోళన తొలగి మనశ్శాంతి లభిస్తుంది. మీ సాహిత్యపరిశ్రమాభివృద్ధి చక్కగా సాగుతుంది. పండితులలో సమావేశం లభిస్తుంది. శాస్త్రార్థములు చర్చిస్తారు. సామాజికంగా మర్యాదమన్ననలు బాగుంటాయి. వ్యాపారములు క్రమాభివృద్ధితో ముందుకు సాగుతాయి. రాబడి బావుంటుంది. స్పెక్యులేషన్ ఫలిస్తుంది. నూతనమార్గముల ఆదాయం లభిస్తుంది. ఉద్యోగములలో మీ దక్షత స్పుటపడుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ విషయాలలో గృహవసతులు మార్పు కాగల సూచన లున్నవి. సంతతివలన సుఖసంతోషములు లభిస్తాయి. వారల పురోభివృద్ధి చక్కగా కొనసాగుతుంది. శుభకార్యములగూర్చి ప్రయాణములు అవసరమవుతాయి. ఆధ్యాత్మికచింతనతో పుణ్యకార్యాలు చేస్తారు.

వృశ్చికం

(విశాఖ 4 పా. అనూరాధ, జ్యేష్ఠ)

ఏదో ప్రతిబంధకములు ఎదురవుచునే ఉంటాయి. అట్టివి పురోగమనాన్ని అవరోధించజాలకపోయినా మీ మనస్సునుమాత్రం కొంచెం చీకాకుపరుస్తూ ఉంటాయి. ఇతరులగూర్చి ఎంతగా శ్రమపడ్డా చివరకు ఏదోవిధంగా నిష్ఠురములు రాకమానవు. కుటుంబములో పరస్పరభేదాభిప్రాయాలతో శుభకార్యములగూర్చి ఒక నిర్ణయానికి రాజాలకపోతారు. సాహిత్యపరిశ్రమ శాస్త్రపరిశోధన చక్కగా కొనసాగి నూతనఅనుభవమును పొందగలుగుతారు. సమాజంలో గౌరవం హెచ్చుతుంది. ఉద్యోగములలో హోదా అధికారాలు పెరిగే అవకాశం వున్నది. క్రమాభివృద్ధిలో మీ వ్యాపారములు ముందుకు సాగుతాయి. ఆదాయం అభివృద్ధిచెందుతుంది. గృహనిర్మాణాది శుభకార్యప్రయత్నములకై ధనవ్యయ మెక్కువ. ఇతరులను నమ్మి లసుభవం లేని కార్యకలాపాలకు దిగవద్దు. ఈ సమయంలో ఇతరులచేతికి చిక్కిన ధనం తిరిగి రావటం దుర్లభం. సంతతివల్ల సౌఖ్యం మాతా పితరులలో నొకరికి స్వల్ప అనారోగ్యత సూచిస్తున్నది.

ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

గ్రహచలనం మీకు అనుకూలంగాఉంది. జారిపోయిన అవకాశాలు తిరిగి లభిస్తాయి. కోల్పోయిన బలంపుంజుకుంటారు. మీన్యాయం, ధర్మం అన్నివిధాలా మీఅభివృద్ధికి తోడ్పడుతాయి. సామాజికంగా మీమాటకు విలువ లభిస్తుంది. సర్వప్రయత్నములందును మిత్రుల ప్రోత్సాహ సహకారా లుంటాయి. వ్యవహారిక రాజకీయ రంగాలలో విజయం సమకూరుతుంది. సంతంనెగ్గి ప్రతిష్ఠ నిలబడుతుంది. శత్రుప్రాబల్యం తగ్గి ఉద్యోగాలలో అనుకూల మార్పులు వస్తాయి. అధికారాలు పెరుగుతాయి. శ్రమకు తగినరాబడి ఉంటుంది. వ్యాపారములో ఇపుడిపుడే స్వలాభములతో ముందుకు నడుస్తాయి. పెట్టుబడులు పెంచేశక్తి సామర్థ్యములు ఏర్పడుతాయి. ఆర్థికపరిస్థితులు సయితం ఇదివరకుకన్న ఎంతో మెరుగ్గా ఉంటాయి. శుభకార్యములు జరుగుతాయి. బంధుమిత్రులరాక పోకలతో, విందువినోదాలతో గృహస్థజీవితం సుఖంగా గడుస్తుంది.

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.)

హంగులుండి అధికారాలుండికూడా సుఖం, సంతోషం అనుభవించలేకపోతారు. ఆలోచనలెన్నో చేస్తారు. సందేహాలు సాగనివ్వవు. నిర్విరామంగా కృషిచేస్తారు. తగిన ప్రతిఫలం లభించదు. ఇట్టి అసంతృప్తితో మరికొద్దికాలం గడపాలి. ఉద్యోగ, వ్యాపారాలలో మీరు పడుచున్నంతగా అసంతృప్తి, అందుకు తగిన కారణం కనుపించదు. గౌరవానికి, ఆదాయానికి లోపం కనుపించదు. యథావిధిగా అన్ని పనులు జరిగిపోచుంటాయి. ఖర్చులుమాత్రం విపరీతంగా పెరుగుచుంటాయి ఎప్పటికప్పుడు ధనంకొరకు ఎదురు చూడవలసివస్తుంది. స్నేహితులు అన్నివిధాలా తోడ్పడుతుంటారు. ఇబ్బందులు పడకుండానే జరిగిపోతుంది. ముందు ముందు మీ అభివృద్ధికిపోగల అవకాశములు లభిస్తాయి. ఆరోగ్యం మాత్రం శ్రద్ధగా కాపాడుకోవాలి. కుటుంబంలో స్వల్ప విషయాలే సమస్యలుగా పరిణమించి కలతలకు దారితీస్తాయి.

కుంభం

(ధనిష్ఠ 3, 4 పా. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పా.)

ప్రతిపని ముందుయోచనతో చేయాలి. స్వశక్తిపైననే ఆధారపడాలి. ఉసుమాత్రమే భారాన్ని పై బెట్టుకోవాలి. ఆత్యాశకు పోకండి. ఆధారంలేనిమాటలు నమ్మకండి. డబ్బువిషయములో ఖచ్చితమైన వైఖరి అవలంబించాలి. ఆయిన వారితో పేచీలురాకుండా చూచుకోవాలి. వ్యాపారసందర్భాలలో భాగస్థులతో పేచీలు రాగల అవకాశాలున్నవి. ఎన్ని అవాంతరాలు వచ్చినా మీన్యాయం ధర్మం మిమ్ములను ఆదుకొంటుంది. అండగా నిలుస్తుంది.అనుకొన్నప్రకారం మీ కార్యక్రమాలను సాధించుకొనగలుగుతారు. అధికారులతో కాగల పనులు అనుకూలంగా నెరవేరుతాయి. క్రమాభివృద్ధితో మీ ఉద్యోగవ్యాపారాలు ముందుకునడుస్తాయి. ఆదాయం బావుంటుంది. శుభకార్యములగూర్చి విరివిగా ఖర్చుచేయగలుగుతారు. దేహసౌఖ్యం కొంచెం లోపిస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయి.

మీనం

(పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఒక సమస్య తీరుతుం టే మరొకసమస్య చేరుచుంటుంది. కార్యభారం బాధ్యత పెరుగుతుంది. వ్యయప్రయాసలుఎక్కువఅవుతాయి. ఆరోగ్యం లోపిస్తుంది. తలవనితలంపుగా సంభవముచున్న సంఘటనలన్నీ ధైర్యంగా ప్రతిఘటించి ముందుకు నడుస్తారు. అన్ని విధాలాకదైవబలం మీకు సమకూర:చూ ఆపదలకు గురికానీయకుండా కాపాడుతుంది. ఆగిపోకుండా మీ అభివృద్ధి కార్యకలాపాలు ముందుకు సాగిపోచుంటాయి. లాభదాయకముగామీవ్యాపారాలు ముందుకుసాగుతాయి.ఆదాయంఅభివృద్ధి చెందుతుంది. మితిమీరినఖర్చులను ప్రయాసపడకుండా భరించగలుగుతారు. ఉద్యోగములలో జాగ్రత అవసరం. నౌకరులు చేసిన తప్పులను భరించవలసివస్తుంది. అధికారులతో తర్కవితర్కములు తగవు. కుటుంబములోని వారి ఆరోగ్యంకూడా లోపించి మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. దాన ధర్మాలు తప్పవు.

వ్యాసపీఠం

"పగడాలు"

'చిన్న కథ' కూడా సాహిత్యంలో ఒక విశిష్టమయినప్రయోగం అన్నవిషయాన్ని అప్పుడే పది సంవత్సరాల క్రిందటే చాలామంది మరచిపోయారు. ఇప్పుడు కథలు రావడంలేదు. కథల పేరులో విదేశీ పాత్రలు పరకాయప్రవేశం చేసిన ఏవో వికృతరూపాలు వస్తున్నాయి. ఇదివరలో చాలామంది గొప్ప రచయితలయారు. రచయితలయి - పోయారు కూడాను.

కథలు ముందు ఏర్పడ్డాయా, కథలకు నిర్వచనాలు ముందు ఏర్పడ్డాయా అన్నప్రశ్న చాలా కాలంగా మిగిలి పోయింది. దీనికి ఒక నిర్ణీతమార్గమంటూ ఉండదు. మన మేదో ఒకమార్గాన్ని అనుసరిస్తాం. అది మంచిదయితే నలుగురూ ఆ మార్గం వెంబడే నడుస్తారు. అయితే, 'యిది మంచి' అంటూ ఏదీ లేదు. దీనికంటే 'మంచి' అన్న సావ్యమే ఉంది. అందువల్లనే సాహిత్యం ఎంత విస్తృతమో, అను సరించే మార్గాలూ అంతే విస్తృతం.

''శ్రీమతి అచంట శారదాదేవిగారి కథలన్నీ చదివాక, ''కథలంటే యిలా ఉండాలి'' అని కాక, ''కథలంటే యిలా కూడా ఉండవచ్చు. నేమో!'' అన్న భావం కలుగుతుంది. అంత కొత్తదనం, ప్రత్యేకతా వాటిలో ఉన్నాయి.

మంచి రచనకు కథగానీ, నవలగానీ, నాటకంగానీ, ఒక మంచిపాత్ర, ఒక మంచి శన్నివేశం చాలునని యిదివరలో చాలామంది నిరూపించారు. కాని శారదాదేవిగారు ఒక మంచి భావనకు ఒక మంచి ఆలోచనకు మాటలరూపం యిచ్చి, కథలో పొదుగవచ్చునని ఈ 167 పేజీల్లో చూపించారు.

ఈ కథలు పత్రికలో ప్రచురణకు వెళ్ళి ఎన్నిసార్లు తిరిగివచ్చాయో, ఆ వివరాలుకూడా వ్రాస్తే, ఈ రచనలు ఎంత గొప్పవో బాగా అర్థమయేంది. మన రచనలకి ప్రమాణం యీ కాలంలో పత్రికలూ, విమర్శకులూనూ. శారదాదేవిగారి కథలు ఎంత బావున్నాయంటే పత్రికలన్నీ ఒక్కుమ్మడిగా ఈ కథల్ని బహిష్కరించేంత బావున్నాయి.

ప్రతి రచయితలో ఒక 'స్త్రీ' దాగియుంటుందనీ, యిటీవల ఎవరో వ్రాశారు. నిజమే. ప్రతి 'స్త్రీ'లో ఒక రచయిత దాగివుంటాడని నా పితం. 'రచన' అన్నది ''సృజనాత్మకశక్తి''—అని మాత్రం అర్థంతీసుకుంటే ప్రతీ రచయితలో ఒక స్త్రీ ఉన్నట్టే. ప్రతీ స్త్రీలో ఒక రచయిత కూడా ఉంటాడన్నది నిర్వివాదం. అయితే, అందరుస్త్రీలూ ఒక్క కలంతో తమ భావాలను చెప్పుకోలేకపోవచ్చు. కొందరికి కళ్ళూ, కొందరికి మాటలూ కొందరికి పెదాలూ, యిట్లా.

శారదాదేవిగారి కథనం ఆమెకే ప్రత్యేకం. చాలామందికి అందని భావాలనూ, ప్రతిరోజూ చూచి మరిచిపోయే సంఘటనలనూ, కొత్తరూపం యిచ్చి చెప్పగలిగే భాషను ఆమె జాగ్రత్త చేసుకున్నారు.

అన్నిటికన్నా ముఖ్యం—ఆమె అమాయకత్వం. నిజాయితీ, కథను చెప్పడంలో సిన్సియారిటీ ఆశ్చర్యపరుస్తుంది మనల్ని. పుస్తకం అంతా చదివి మనం ఎప్పుడూ ఆలోచించేవీ, ఎప్పుడూ చూసేవీ శారదాదేవిగారు చెప్పేస్తే, విస్తుపోయి, ''ఇలా ఇంతసూటిగా చెప్పటం సాధ్యమా?'' అనుకుంటాం.

ముఖ్యం—యివన్నీ కథానిక లేమీ కావు. ఒక ప్రారంభం. ముగింపు లేని చిత్రణ ల్లాగ, ఒక సన్నివేశం చుట్టూ నడిచి వెళ్ళిపోతాయి. కొన్నింటిలో. ఒక్కొక్కప్పుడు పాత్రతప్ప, సన్నివేశం కన్పించదు. మరికొన్ని స్కెచ్‌స్‌లాగా ఏదో పెద్ద నవలలో భాగాలులాగా కన్పిస్తాయి.

జీవితమంతా బ్రతకటం కాక, బ్రతకటంనేర్చుకునే ప్రయత్నం జరిపే స్త్రీ హృదయంలో తపన, జిజ్ఞాస, ప్రతీ సంఘటనా ఆమెలో లేపే 'జవాబు' లేని ప్రశ్నలూ, ఇంకా పూర్తిగా తనని తాను చెప్పుకోలేని తియ్యటి అసంతృప్తి—వీటి సంకలనం యీ 'పగడాలు'.

ఒక్కరోజు పునరాగమన,మనస్సులోని మమత— కథలూ నా కెంతో నచ్చాయి. ఆ సమస్యలూ, అందులోని స్త్రీల మనస్సులూ, ఆ సన్నివేశాలూ, అంతా కొత్తవి. 'బ్రతుకు తీపి' అన్న కథ అంత తియ్యగానూ ఉంటుంది. అయితే, ముగింపులో జీవితాన్ని బతకడం మీది ఆకాంక్షనూ, రచయిత్రి తనుగా చెప్పడంతో కథస్థాయి పడిపోయింది. ఓ రచన చదివాక ఆలోచించుకుందుకి పాఠకుడికి కొద్ది అవకాశం లేకపోతే అతని మనస్సులో ఆ రచన కొద్దికాలమే బ్రతుకుతుంది. వివరని ఆమె గుమ్మం ఎక్కుతూ, పువ్వులు తల్లో పెట్టుకోవడం చాలు—మిగతా విషయాలు ఆలోచించుకొనడానికి.

ఏ రచయిత కయినా, పాఠకుల విజ్ఞతమీద పూర్తి విశ్వాసం అవసరం.

వర్ణనలు వీలయినంతవరకు తగ్గించి, కథల వేగాన్ని పెంచారు. శారదాదేవిగారు. సన్నివేశాలు చాలా స్పష్టం. అయితే, కొన్నికొన్ని చోట్ల ఒక్క చిన్న సన్నివేశాన్నో, ఒక్క పాత్రనో,పోషించే ప్రయత్నములో—రచనపేజీలు నిండుతుంది. ఆ రచనకు ముగింపులో మెలిక వున్నా, కథని చదివినప్పటికీ అలసటను మరిచిపో లేడు. పాఠకుడు.

శైల్పి కల్పన కథలు అంత బాగు లేవు! ఏమైనా సమస్యను అందంగా మలుచుకొనే నేర్పు ఆమె కలానికి అనువుగా వుంది. ముఖ్యంగా యిందులో సమస్యలూ, పాత్రలూ, అన్నీ స్త్రీలవి. ఆవిధంగా ఈ రచనలు సాహిత్యంలో ప్రత్యేకతను సంపాదించుకుంటాయి.

—గొల్లపూడి మారుతీరావు.

శృంగార తరంగిణి

రచన: శ్రీ అక్కిరాజు వెంకటేశ్వర శర్మ

నూరు ప్రబంధాలు ఒకయెత్తు, అమరుకుని ఒక్క శ్లోకం ఒకయెత్తు. ఒక పెద్దకథ, అందులో నాయికానాయకులు, వారి వంశప్రశస్తి, వారి కులీనత వగైరాలన్నీ చెప్పి వారున్న పురవర్ణనం మొదలుకొని అష్టాదశ వర్ణనలూ చేస్తేనే ప్రబంధమ్, కావ్యమ్ అవుతుం దనే అభిప్రాయం పొరపాటు అని ఆనాడే ప్రవచించారు ప్రాచీనులు. ఇందుకు ఉదాహరణగా కాళిదాసు మేఘసందేశము, అమరుకము మున్నగువానిని ఉదాహరణలుగా చూపవచ్చు. మేఘసందేశంలో నాయికానాయకులకు పేర్లే లేవు. అలకాపురవాసులు వారు. అతి సాధారణులు వారు. వారి విప్రలంభ శృంగారం ఆధారంగా ఉత్తమకావ్యం రచించాడు కాళిదాసు. అమరుకవి శృంగారరసాత్మకములైన నూటికి పైబడిన ముక్తకాలు రచించి కావ్యరచనకు కథ ముఖ్యంకాదని నిరూపించాడు. వ్రాసే శక్తి ఉండాలి కాని కవితకు కథ అక్కరలేదు.

సంస్కృతంలోని ప్రసిద్ధ అలంకారగ్రంథాలన్నిటిలో అమరుకావ్యంనుండి ఉదాహరణ లుండడాన్నిబట్టి దీని విశిష్టత మనకు సుస్పష్టమవుతుంది. ధ్వన్యాలోకంలో చిత్రమీమాంసలో, రసార్ణవ సుధాకరంలో కొల్లలుగా అమరుక ముక్తకాలు కనపడతవి. మహాకవి అమరుకుడు రచించిన ఈశతకం కడుచిన్నదైనా గొప్పగొప్ప కావ్యాలకంటె మిన్నగా కీర్తిని గడించుకుంది. కవితకు ''క్వాంటిటీ'' కాదు ముఖ్యం, ''క్వాలిటీ'' ముఖ్యం అనిపిస్తవి ఈ ముక్తకాలు. అమరుకుడు తన జీవితమంతా కృషిచేసి ఈ నూరూ, నూటా అయిదు అమృత ఘుటికలను సృష్టించిపోయాడు. అవి ఎన్నటికీ చెక్కుచెదరనివి.

విఖ్యాతసంస్కృత కవు లెందరిపైనో అమరుక ప్రభావం పడింది. ఎందరెందరో ఆలంకారికులు తమ లక్షణాలకు అమరుకశ్లోకాలను లక్ష్యాలుగా స్వీకరించారు. ఇక మనదేశంలోని ప్రాంతీయభాషాకవులపై దీని ప్రభావం మెండు. గుజరాతీ, మహారాష్ట్ర ప్రాచీన కవులెందరో అమరుకుని అనుసరించి రచనలు చేశారు. తమ ప్రబంధాలలో అమరుకావ్యంలోని శ్లోకాల అనువాదాలను, అనుసరణలను చేర్చుకున్నారు.

ఇక తెలుగులో భాస్కరరామాయణ, ఉత్తరహరివంశాదుల్లో అమరుకుని శ్లోకాల అనుసరణలు కనిపిస్తాయి.

ఇట్టి ఉత్తమ కవితను అనువదించడానికి అనేకులు పూనుకోవడం సహజం. అయితే దీన్ని అనువదించబూనడం సాహసం కూడా. ధ్వనిమయ శృంగారరస మహితమైన ఈశ్లోకాలు మరో భాషలోకి అనువదింపబడాలంటే గీనాథునివంటి శేముషీదురంధరుల వల్లనే ఈపని అవుతుంది. మన ప్రాచీనులు ఒకరిద్దరు—తాళ్లపాక తిరువేంగళప్ప మున్నగువారు పూనుకున్నా ఆధునికులే చాలామంది అమరుకాన్ని అనువదించారు. శ్రీహర్షుని నైషధానికి శ్రీనాథుని అనువాదం పన్నెపెట్టింది. అలాగే అమరుకానికి జరిగినఅనువాదాలలో మంచివికొద్దిగానే వున్నాయి. అట్టి కొద్ది ఉత్తమానువాదాలలో శ్రీ అక్కిరాజు వెంకటేశ్వర శర్మగారి దొకటి. అయితే శ్రీ శర్మగారు తమ రచనను అనుకృతిగా పేర్కొన్నారు; అనుసృతిగా కాదు. వీరి అనుకృతి ఎంతో రమ్యంగా వుంది. మూలశ్లోకంవలె వీరి అనువాద పద్యం సైతం ఎంతో సహజంగా నడిచింది. బలవంతంగా మూలంలోని భావాన్ని చొప్పించడం శ్రమపడి చేయవచ్చుకాని, అనువాద పద్యాన్ని మూలశ్లోకంతో సమానమైన శైలిలో నడిపించడం కష్టం. శర్మగారి పద్యాలు నాకు మూలశ్లోకాలతో సమానంగా కొన్నికొన్ని చోట్ల కొంత హెచ్చు శోభతో సాక్షాత్కరించినవి.

వీరి కావ్య నామకరణం సమంజసంగా వుంది. ''శృంగారతరంగిణి'' అన్నపేరు ఈరచనకు సరిపోతుంది. అమరుకుడు రచించిన కావ్యం గనుక అమరుకం అంటున్నాం గాని అది ఈ కావ్యానికి నిజమైన పేరు కాదు. దీనికివ్యాఖ్యవ్రాసిన వేమారెడ్డి తన వ్యాఖ్యకు ''శృంగారదీపిక'' అని నామకరణం చేశాడు. ఇందులోని ప్రతిపద్యం శృంగారరసహృద్యం గనుక ''శృంగార తరంగిణి'' అన్నపేరు చాలా బాగుంది.

ఉభయభాషా నిష్ణాతులైన శర్మగారు శ్లోకాన్ని అనువదించేప్పుడు తమ అనువాద పద్యంలో తెలుగుదనం ఏమాత్రం చెడకుండా చూచారు. అది అనువాదకుని ప్రజ్ఞకు నిదర్శనం. మూలం శార్దూలంలో వుంటే తెలుగులోనూ శార్దూలంలోనే తప్పనిసరిగా వ్రాయాలనే పొరపాటు కొంత రీతో ఉంటుంది. అలాకాకుండా ఆ భావాన్ని తెలుగులో చెప్పడానికి ఎట్టి ఛందస్సు అనువుగా వుంటే అట్టి ఛందస్సునే వాడారు శర్మగారు. ''క్షిప్తో హస్తావలగ్నః'' అన్న స్రగ్ధరావృత్త శ్లోకాన్ని మానినీవృత్తంలోకి దించారు శర్మగారు. మూలంకంటే సరళంగా భావం మనస్సుకు హత్తుకుంటున్నది ఈమానినీ వృత్తంలో. మూలమూ అనువాదమూ చిత్తగించండి.

''క్షిప్తో హస్తావలగ్నః ప్రసభ మభిహతో
ప్యాదదానోం శుకాన్తం
గృహ్ణన్ కేశేష్వపాస్త శ్చరణనిపతితో
నేక్షితస్సంభ్రమేణ
ఆలింగన్యోవధూత స్త్రిపురయువతిభి
స్సాశ్రునేత్రోత్పలాభిః
కామీ వార్ద్రాపరాధ స్స దహతు దురితాం
శాంభవో వ శ్శరాగ్నిః''

ఈ ''స్రగ్ధరకు'' తెలుగు—''మానినీ వృత్తంలో—''

''చేయి స్పృశించినచో విదిలింపులు,
చేలము సంటిన తాడనముల్,
పాయక కేశము బట్ట నపాకృతి,
పాదములంబడనొల్లమియున్
కాయము జట్టి తిరస్కృతి నందుచు,
కామివలెన్ త్రిపురారి శరస్ఫీయశిఖల్ త్రిపురాంగనలన్ మతి
గించుచు కాల్చును మీయఘముల్.''

శంకరుని బాణాగ్నిని సద్యఃకృతాపరాధుడైన ప్రియునితో పోలికకూర్చిన ఈ భావకి తెలుగులో ఎంతో చక్కగా ఇమిడింది. మానినీ వృత్తాన్నే మరోచోట శర్మగారు సమర్థవంతంగా వాడారు. ఇది శిఖరిణీ వృత్తానికి తెలుగుసేత.

క్వచిత్తాంబూలాక్తః క్వచిదగరుపంకాంకమలినః
క్వచిచ్చూర్ణోద్గారీ, క్వచిదపిచ సాలక్తకపదః
వళీభంగా భోగైరలకపతితై శ్శీర్ణకుసుమైః
స్త్రియోనానావస్థం ప్రథయతిరతం ప్రచ్ఛదపటః

దీనికి తెలుగు: —

''ఒక్కెడ తమ్ముల పైరని డాగులు,
నొక్కెడనాగురు పంకము, వే
రొక్కెడ రాలిన కప్పురంపు బొడు,
లొక్కెడసక్తవళీచయము, మిం
కొక్కెడ బాదపు లత్తుక గుర్తులు,
నొక్కెడవేసరి రాలిన పూ,
లొక్కెడ గల్గిన సానుపు దెల్పుచు
నుండెను కామిని సెజ్జరతుల్.''

తెలుగుదనం తొణికిసలాడే సరళమైన శైలిలో శర్మగారి అనువాదానికి మరో ఉదాహరణగా—

''లగ్నారాం శుకపల్లవే భుజలతా,
నోద్వారదేశే స్థితం,
నో వా పాదయుగే ముహుర్నిపతితం,
తిష్ఠేతినోక్తం వచః,
కాలే కేవల మమ్బుదాలిమలినే
గన్తుం ప్రవృత్తః శఠః
తన్వ్యా బాష్పజలౌఘకల్పితనదీ
పూరేణ రుద్ధః ప్రియం.''

అన్న శ్లోకానికి ఉత్పలమాలలో శర్మగారి అనువాదం చిత్తగించండి:

''ద్వారము నడ్డలేదు, వలువన్ దనకేల గ్రహింపలేదు, పేమారు పదంబులం బడదు
మానుము నీ వనలేదు, నీలమై
వారిదపంక్తి గ్రమ్మ నను
భావము లేక, ప్రయాణమౌ శఠున్
వారిజపత్రనేత్రకు ప్ర
వాహముకై వడినాపె బాష్పముల్.''

వానాకాలంలో తనను విరహాగ్నిపాలు చేసి వెళ్ళిపోతున్న తనప్రియుణ్ణి అడ్డగించడానికి అతని వలువపట్టి లాగలేదు, ద్వారానికి అడ్డంగా నిలువలేదు, కాళ్ళుమొక్కి వేడుకోలేదు, పోవద్దని నోరు విచ్చి అనలేదు. మరి ఇవన్నీ ఏవీ చేయకుండా అతన్ని ఎలా ఆపింది? బాష్పములు ప్రవాహముకై ఆమె నయనాలనుండి జారి అతనికి అడ్డువచ్చాయట! వర్షాకాలంలో ప్రయాణమై వెళ్లేవారు పూరికివెలుపల వాగులో వరదలు వచ్చేసరికి దాటలేక తిరిగివస్తారు. అలాగ ప్రియురాలి కన్నీళ్ళ ప్రవాహాన్ని దాటలేక ప్రయాణం మానుకున్నాడు! ఈ మనోహరభావాన్నికడు రమ్యంగా తెలిగించారు శర్మగారు.

గంగాప్రవాహ సదృశమైన శర్మగారి ధారఅనువాద పద్యంలో సైతం కుంటుపడకుండా నిరాటంకంగా నడుస్తుంది.

''అలసంబై, కృశమై, విలాస విధురం
బై, పాండువై లోలకుం
తలమై యున్న ప్రియాముఖంబు గనినం
తన్ నన్ విదేశాగతున్
లలితంబై, నవిలాసమై, రతిసము
ల్లాసంబు, సాటోపమై
యలరన్ ముద్దిడినాను మోహమున నో
హో! విస్మృతుల్ గల్గునా?''

ఆయోగవిప్రలంభంలో నాయకుని తలపోతను వర్ణించే శ్లోకాన్ని మనోజ్ఞంగా అనువదించారు. ''దోష్మైరన్యజనాశ్రయై రచటవో జాతాస్సఖ్యవచ్యుతమ్'' అన్న పంక్తికి ''ఆమె తప్పులకు నే నటు బాధ్యుడ నెంతొ వింతగా!'' అని అనువదించడం ఎంతో బాగుంది. ప్రియురాలిలోని బాల్యము, స్త్రీత్వము, స్తనముల భారము, కటిగురుత్వము వలన తనకు బేలతనం, భయం, దుర్భరత్వం, మందత్వం సంక్రమించినవట. కారణం, ఆమె మీది విరాళి. దానివలన తనకు ఈ దోషాలు సంక్రమించాయిగాని అసలు దోషి ఆమె అంటాడు ప్రియుడు. ఈచక్కని భావాన్ని తెలుగుచేసిన తీరు చూడండి:—

చిన్నవయస్సు ప్రేయసికి,
బేలతనం బన నాకు; ఉన్నవా
నన్నతగాత్రి కున్నతకు
చంబులు, దుర్భరమాయె నాకు, తా
కన్నె, భయంబునాకు కటి
గౌరవ మామెకు, నే చరించెదన్
తిన్నగ; ఆమెతప్పులకు
నే నటు బాధ్యుడ నెంతొవింతగా!

మూలంలోని 'స్త్రీ' శబ్దానికి 'కన్నె'గా అనువాదం కూర్చడం మూలానికి నిజంగా మెరుగు పెట్టడమే.

శర్మగారు తమకావ్యానికి చివర మూలశ్లోకాలు కూడా చేర్పడం పాఠకులకు, విమర్శకులకు, పరిశీలకులకు ఎంతో ఉపయోగకరంగా వుంది. శ్రీ నిడదవోలు వెంకటరావుగారి సమగ్ర సమీక్ష, డా. గిడుగు సీతాపతి గారి పీఠిక, శ్రీ వేలూరి శివరామశాస్త్రి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, స్వామి శివశంకరుల పండితాభిప్రాయములు ఈపుస్తకానికి వన్నె చేకూర్చుతున్నవి.

''జ్యాకృష్టి బద్ధ కటకాముఖ—'' అన్న మొట్టమొదటిశ్లోకంలోని గౌరీదేవిని ముఖచిత్రంగా కలిగిన ఈ చిన్నిపొత్తం ఆంధ్ర సాహిత్యానికి అమూల్యమైన అలంకరణ. అమరుకున్ని సమర్థవంతంగా అనువదించిన శ్రీ అక్కిరాజు వెంకటేశ్వర శర్మగారి కృషి ప్రశంసనీయం. ముక్తాఫలాయమానమైన ఇందలి ప్రతిముక్తకం యుక్తియుక్తంగా అనువదింపబడింది. సహృదయులు సావధానంగా పఠించి ఆనందింతురుగాక! (ప్రాప్తిస్థానం: అక్కిరాజు వెంకటేశ్వర శర్మ, పండితులు, ఏ. సి. కాలేజి, గుంటూరు, వెల ఒకరూపాయి ఇరువై అయిదు న. పై.

—దాశరథి

గ్రంథ స్వీకారం

ఆంధ్రీ వచనభాగవతము ప్రథమస్కంధము నుండి ద్వాదశస్కంధమువరకు.

(10 పుస్తకములు): రచన: రెంటాల గోపాలకృష్ణ, వెల : ప్రథమస్కంధము, చతుర్థస్కంధము నుండి అష్టమస్కంధము. ఒక్కొక్క పుస్తకము రు. 0—75, ద్వితీయ తృతీయ స్కంధము, నవమస్కంధము ఒక్కొక్కటి రు. 1—00, దశమస్కంధము పూర్వభాగము, ఏకాదశ ద్వాదశ స్కంధం, ఒక్కొక్కటి రు. 1—25, దశమస్కంధము (ఉత్తరభాగము) రు. 1—50, పబ్లిషర్సు రమా ప్రచురణలు, విజయనగరం: ప్రతులకు ఉమాపబ్లిషర్సు, విజయవాడ—1

పురాగవైర గ్రంథమాల వారి పుస్తకములు

1. ధూమరేఖ, 2. పుల్రిముగ్గు, 3. చంద్రగుప్తుని స్వప్నము, 4. నందోరాజా భవిష్యతి, 5. అశ్వమేధము, 6. అమృతవల్లి. పై 6 పుస్తకములకు గ్రంథకర్త: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, వెల ఒక్కొక్క పుస్తకము సాధా ప్రతి రు 4—00 లైబ్రరీప్రతి రు. 5—00 ప్రతులకు: ఉమాపబ్లిషర్సు, విజయవాడ—1.

ధర్మపాల విజయము అను (కాంస్యకార పీర చరిత్రము) : రచన: శ్రీ బొమ్మకంటి వేంకటకవి, మూలము: రు. 2—00 వ్యాఖ్యాతో రు. 2—50 ప్రతులకు: పోలకమూరి సుబ్రహ్మణ్యం, 1 వ వార్డు, నిడుబ్రోలు (పోస్టు).

భారత భాస్కర రవీంద్ర చరిత్ర — ఆంధ్ర కేతనము:

రచయిత, పబ్లిషరు: ఆకురాతి చలమయ్య, కౌండిన్యలయ గ్రంథమాల, కాకినాడ, వెల రు 10—00.

విశ్వకవి రవీంద్రుడు: రచయిత: రేవళ్ళ సూర్యనారాయణమూర్తి,వెల రు:0—56న.పై. ప్రకాశకులు: కొండా శంకరయ్య, పుస్తకముల వ్యాపారము, సికింద్రాబాదు, హైదరాబాదు, వరంగల్,

ప్రేమజీవుల ఆదర్శత్యాగాలు: (సాంఘికనవల) రచయిత: యం. వి. నర్సింహారెడ్డి, వెల: 1—00, ప్రతులకు: యల్. జి. రాం అండ్ కంపెని, జగిత్యాల, కరీంనగరంజిల్లా.

దాశరథి బాలలగేయాలు: రచయిత: దాశరథి వెల : 0—75 న. పై. ప్రకాశకులు : కొండా శంకరయ్య, సికింద్రాబాదు.

తెలుగుబిడ్డ : రచన : కల్లూరి రామచంద్రరావు, 'చంద్రశ్రీ', వెల : రు. 0—50 న.పై. ప్రతులకు : లీలా పబ్లిషర్సు, విజయవాడ—2.

ప్రహ్లాద విజయము (బుర్రకథ) : కవి : శ్రీ కేశవతీర్థస్వామి, శ్రీరామతీర్థ సేవాశ్రమము, పిడుగురాల, గుంటూరుజిల్లా, మూల్యం : రు. 0—8—0.

శ్రీ పురందర విజయము : గ్రంథకర్త : కిళాంబి వేంకటనరసింహాచార్యులు, వెల : 1—00 ప్రతులకు : రాజ్యలక్ష్మీ పబ్లిషర్సు, గాంధీనగరం, విజయవాడ—2.

శ్రీరామ దైవమా! (స్తోత్ర తారావళి), కర్త : వప్ప చిట్టిదాసు, శ్రీరామనివాస్, రాజాం, శ్రీకాకుళంజిల్లా. మూల్యం : అమూల్యము.

శ్రీ వేంకటాద్రీశ్వరా! (శతకము) : రచన కోటబట్టరు వేంకటరంగాచార్యులు. బి. ఏ., ఉపాధ్యాయుడు. కేశవ మెమోరియల్ మల్టీపర్‌పస్ హైస్కూలు, నారాయణగూడా, హైదరాబాదు. వెల : 50 న. పై.

అన్నా చెల్లెలు వివాహబంధ విమోచన చరిత్ర (శ్రీ వైకుంఠపురం కయిఫీయతు) సంపాదకులు : లింగంగుంట వెంకటసుబ్బయ్య. వెల : న. పై. 0—37. ప్రతులకు : సంపాదకులు, శ్రీ వెంకటశీతారామాంజనేయ నివాసము, 4 వ లైను, 17 అడ్డరోడ్డు, బ్రాడీపేట, గుంటూరు—2.

శ్రీ భగవన్నామ మహిమ గానామృతసారము : రచయిత : గాదిరెడ్డి వెంకటసుబ్బయ్య, సింగరాయకొండ, నెల్లూరుజిల్లా, వెల : 0—3—0.

మన ఆహారము — జనాభా సమస్య : గ్రంథకర్త : శ్రీ కార్యంపూడి నాగేంద్రుడు, వెల రూపాయి, ప్రతులకు : బహూత్తమ పబ్లికేషన్సు, పటమట (కృష్ణా జిల్లా.)

అమ్మ : గ్రంథకర్త : శ్రీ మిన్నికంటి గురునాథశర్మ, వెల : రు. 1—00, ప్రతులకు : గ్రంథకర్త, బ్రాడీపేట, గుంటూరు—2.

రూపవాణి

'ఆంచల్' చిత్రంలో నందా

హరీంద్రనాథ్ చిత్రరంగప్రవేశం

ప్రసిద్ధ బెంగాలీకవి, గాయకుడు, నటుడు అయిన శ్రీ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ త్వరలోనే నటుడుగా, నిర్మాతగా సినిమారంగంలో ప్రవేశించబోతున్నారు. ఆయన, దర్శకుడు హృషీకేశ్‌ముఖర్జీ, సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ సంయుక్తంగా '3—హెచ్ ఫిలింస్' పేరిట ఒక సంస్థను నెలకొల్పారు. (ముగ్గురి పేర్లకూ మొదటి అక్షరం 'హెచ్' కావడంవలన సంస్థకు ఆపేరు పెట్టారు) వీరి మొదటి చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కాబోతున్నది. అందులో శ్రీ హరీంద్రనాథ్ ప్రధాన భూమికను నిర్వహిస్తారట. సంభాషణలు, పాటలు ఆయనే వ్రాస్తారు. పాటలను తానే స్వయంగా పాడుతారు. హేమంత్‌కుమార్ సంగీతం సమకూర్చుతారు. హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారు. ఆయనే కథకూడా వ్రాశారు. బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలలో పర్యటించి జానపద గేయాలను సేకరించేకవి పాత్రను హరీంద్రనాథ్ నిర్వహించబోతున్నారు. ఈచిత్రాన్ని హిందీ, బెంగాలీ భాషలలో నిర్మిస్తున్నారు.

కుబ్లైఖాన్‌గా యూల్ బ్రైనర్

సుమారు ఆరు శతాబ్దాల క్రితం ప్రాచ్యదేశాలకు ప్రప్రథమంగా నౌకాయానం జరిపిన యూరోపియన్ నావికుడు మార్కోపోలో జీవితకథను ప్రసిద్ధ నిర్మాత రావోల్ జెలీ చిత్రంగా నిర్మించబోతున్నారు. మార్కోపోలో పాత్రను అలైన్ డెలన్ ధరిస్తాడు. తండ్రిగా జీన్ గేబిన్ నటిస్తాడట. కుబ్లైఖాన్ పాత్రకు యూల్‌బ్రైనర్‌ను నియమించడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. సెప్టెంబరులో షూటింగు ప్రారంభమవుతుంది. ఈచిత్రంలో అధికభాగం ఇండియా, పాకిస్థాన్, టర్కీదేశాలలో చిత్రీకరించబడుతుంది.

మోడరన్ గర్ల్

ఎస్. డి. వారంగు నిర్మించిన 'మోడరన్ గర్ల్' చిత్రం మార్చి మూడవ వారంలో విజయవాడలో విడుదల కాగలదని తెలుస్తున్నది. ప్రదీప్‌కుమార్, సయీద్‌ఖాన్, నళినీ చోంకర్, దివాకర్, వ్యతిరసాన్, మదన్‌పూరి ముస్సగు వారు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్. భట్నాగర్ దర్శకుడు. సంగీతం రవి. ఈచిత్రాన్ని ఆంధ్ర ప్రాంతంలో వాణీ పిక్చర్స్‌వారు విడుదల చేస్తున్నారు.

భీష్మ

బి. ఎ. ఎస్ ప్రొడక్షన్స్ వారి 'భీష్మ' చిత్రనిర్మాణం ప్రారంభమయింది. ఈమధ్యసంగీత దర్శకుడు రాజేశ్వరరావు కొన్నిపాటలనూ, పద్యాలనూ రికార్డు చేశారు. ఇప్పటికి రెండు సెట్లలో షూటింగ్ జరిగింది. భారీ ఎత్తున నిర్మించబడుతున్న ఈచిత్రంలో ఆవేశముంది కొత్త నటీనటులకు ప్రవేశం కల్పిస్తున్నారు. బి. ఎ. సుబ్బారావు దర్శకత్వం వహిస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు ప్రధాన పాత్రలు నిర్వహిస్తున్నారు.

కానూన్

బి. ఆర్. ప్రొడక్షన్స్‌వారి 'కానూన్' చిత్రం పూర్తికావస్తున్నది. రాజేంద్రకుమార్, అశోక్ కుమార్, నందా ప్రధాన పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రానికి బి. ఆర్. చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో పాటలులేవు. అయితే 75 రకాల వాద్యాలను ఈ చిత్రంలో ఉపయోగించడంవల్ల మామూలుగా డజను పాటలు వుండే చిత్రాల కంటె సంగీతం ఖర్చు దీనికి ఎక్కువే అయింది. సంగీత దర్శకుడు సలిల్ చౌధురి.

రాష్ట్రాలకు డాక్యుమెంటరీ చిత్రాల తయారీ

కేంద్రసమాచార, రేడియో మంత్రిత్వశాఖ స్థానిక ప్రాముఖ్యంగల విషయాలపై రాష్ట్రప్రభుత్వాలకు డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించాలన్న ప్రతిపాదనగురించి పరిశీలనజరుగుతున్నది. రాష్ట్రాల సమాచారశాఖల డైరెక్టరుల సమావేశంలో కేంద్రసమాచారరేడియో మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆర్. కె. రామధ్యాని యీ విషయం తెలియజేశారు. ఆయన అధ్యక్షతక్రింద రెండు రోజులపాటు యిక్కడ జరిగిన యీ సమావేశం నిన్న ఆఖరయింది.

కొత్త ఫిలిం స్టూడియోలకు అవసరమైన విదేశ మారక ద్రవ్యపరిస్థితి ప్రస్తుతం క్లిష్టంగా వుందనీ, డాక్యుమెంటరీలు తీయడానికి గల అవకాశాన్ని గురించి పూర్తిగా పరిశీలించవలసి వుందని శ్రీ రామధ్యాని చెప్పారు.

సతీసులోచన

శ్రీకాంత్ ప్రొడక్షన్స్‌వారి 'సతీసులోచన' పౌరాణిక చిత్రంలో ఇంద్రజిత్‌గా రామారావు, సులోచనగా అంజలీదేవి నటిస్తున్నారు. రాముడుగా కాంతారావు, సీతగా రాజశ్రీ, లక్ష్మణుడుగా రామకృష్ణ నటిస్తున్నారు.

1961లో సోవియట్ దేశంలో సుమారు 100 విదేశచిత్రాలు విడుదలవుతాయి. వాటిలో బ్రిటన్, ఫ్రాన్సు, ఇటలీ, అమెరికా, గ్రీస్, నార్వే, ఇండియా, జపాన్‌దేశాల చిత్రాలు, ప్రజాతంత్ర ప్రజాస్వామిక దేశాల చిత్రాలూ వుంటాయి.

సమీక్ష :

యువజన మనోరంజని 'గర్ల్ ఫ్రెండ్'

సత్యేన్‌బోస్ ('చల్తీకానామ్‌గాడీ' ఫేమ్) తాజా చిత్రం 'గర్ల్‌ఫ్రెండ్' ఏకటుటుంబంగా చూసి ఆనందించదగిన హాస్య చిత్రం. భారీసెట్టింగులు, హడావుడులు లేకుండా నిరాడంబరంగా, చౌకలో 12½ వేల అడుగుల నిడివిలో తీసిన చిత్రం ఇది.

సరళమైన శైలి, సున్నితమైన హాస్యం మేళవించుకుని సన్నని నాజూకు పడుచుపిల్లలా నడిచింది రచన. శ్రుతిమించకుండా సుతారంగా, వయ్యారంగా సాగింది సంగీతం. మితిమించకుండా, గతి తప్పకుండా అల్లరిచేశాడు కిశోర్ కుమార్. గంభీరంగా, గడుసుగా, చిలిపిగా, అందంగా వుంది వహీదా — ఆమెనటన.

బొంబాయి వాళ్ల మెజారిటీ చిత్రాలలో లాగా భారీఎత్తున సస్పెన్సు, స్టంటులు, చెత్తా, చెదారం మొదలయినవి ఇందులో లేవు. ముఖ్యంగా ఇంత చక్కని సంభాషణలు ఈమధ్య ఏ హిందీ చిత్రంలోనూ వినలేదు.

దర్శకుడు	సత్యేన్‌బోస్
రచన	సజన్
పాటలు	సాహిర్
సంగీతం	హేమంత్‌కుమార్
ఛాయాగ్రహణం	మదన్‌సిన్హా

తారాగణం: కిశోర్‌కుమార్, వహీదా రహమాన్, నజీర్‌హుస్సేన్, బిపిన్‌గుప్త, ధుమాల్, లీలామిశ్రా, జగ్‌దేవ్, మాస్టర్ అన్వర్, డైసీ ఇరానీ వగైరా .....

అతను, ఆమె ఇరుగుపొరుగువారు. వారు ప్రేమించుకోవడం కన్నా సహజం ఇంకేం వుంది? అయితే ఇరుగింటాయన, పొరుగింటాయన ప్రేమించుకోలేరు. వాళ్ళిద్దరికీ మధ్య కోర్టువ్యవహారాలే గోడ అడ్డం. కాని అతను మాత్రం ఆ గోడను లెక్కచెయ్యకుండా దాటి ఆమెతో సరాగాలాడుతూవుంటాడు. ఇంతలో విలన్ ప్రవేశిస్తాడు. అతని దృష్టితగిలి ఆగోడ లావుగా ఎత్తుగా పెరుగుతుంది. అతను ఆ గోడను దూకలేకపోతాడు. తర్వాత కొంతసేపు విరహం. చివరికి ప్రేమ, ధర్మం మొదలయినవి జయిస్తాయి. గోడ పటాపంచలవుతుంది. ఇరుగింటాయన, పొరుగింటాయన స్నేహితులవుతారు. ఆమె, అతను భార్యాభర్తలవుతారు. ఇది కథకాదు — సారాంశం.

ద్వితీయార్ధంలో కొంత సాగుదల తనానికి దిగజారినట్లు అనిపించినా మొత్తానికి చిత్రం ఎంతో హాయిగా — ముందువెనుక కూల్ డ్రింక్‌లా — వుంటుంది.

కులాసా, వినోదం కోరే యువతీయువకులు చెట్టాపట్టాలువేసుకుని వెళ్ళి చూడవలసిన చిత్రం 'గర్ల్‌ఫ్రెండ్'

ఆంధ్రలో ఈ చిత్రాన్ని వ్యాసియానావారు విడుదల చేస్తున్నారు. మొన్న గురువారంనాడు విజయవాడలో పత్రికలవారికి ప్రత్యేకంగా చూపించారు.

—సారథి

'గర్ల్‌ఫ్రెండ్' - వహీదా రహమాన్

కుర్రకారు నిర్మిస్తున్న 'ఛోటే నవాబ్'

హిందీనటుడు మహమూద్ రంగంలో ప్రవేశించి చాలా సంవత్సరాలే అయినా కాస్తమంచి పాత్రలనుధరించడం ఈమధ్యనే ప్రారంభించాడు. ఏమాత్రం అవకాశం దొరికినా జారవిడుచుకోకుండా తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. కాని అవకాశాలే అంతగా లభించడంలేదు. తనప్రతిభను నూటికి నూరుపాళ్ళు ప్రదర్శించ గలగాలంటే స్వయంగా చిత్రం తీయడంతప్ప ఏ నటునికైనా గత్యంతరం లేదన్న సత్యాన్ని ఇప్పుడు అతను గ్రహించాడు. గ్రహించినదే తడవుగా ముంతాజ్ ఫిలింస్ పేరిట చిత్రనిర్మాణం ప్రారంభించాడు. ఆచిత్రం పేరు 'ఛోటే నవాబ్'.

ఈ చిత్రంలో పనిచేసే వారందరూ కూడా కుర్రకారువారే. మహమూద్ చిన్నతమ్ముడు 24 ఏళ్ళవాడు దీనికి నిర్మాత. నజీర్‌హుస్సేన్ వద్ద ఇంతకాలం సహాయకుడుగా పనిచేస్తున్న ఎస్. ఎ. అక్బర్ దీనికి దర్శకుడు. ఇతనివయస్సు 22. సంగీత దర్శకుడు కూడా ముక్కుపచ్చలారని కుర్రవాడే. అతను బర్మన్ కొడుకు రాహుల్‌దేవ్. అతను ఇంతకాలం తండ్రివద్ద బిడ్డడుగా సంగీత సాధన చేశాడు. ఇక నాయక పాత్రను మహమూద్ నిర్వహిస్తున్నాడని వేరే చెప్పనక్కర్లేదు. నాయిక పాత్రను కుర్రతార అమితా ధరిస్తున్నది. ఇంకా ఇందులో నజీర్‌హుస్సేన్, హెలెన్, అన్వర్‌హుస్సేన్, అచలా సచ్‌దేవ్, మినుముంతాజ్ నటిస్తున్నారు. (మినుముంతాజ్ మహమూద్ సొంత చెల్లెలు)

తూర్పుజర్మనీలో భారతీయచిత్రాల ప్రదర్శన

తూర్పుజర్మనీ ప్రేక్షకులలో భారతీయ చిత్రాలను చూడనివారు, రాజకపూర్ అంటే తెలియనివారు ఉండరు. రాజకపూర్‌ను అక్కడ భారతదేశపు 'చార్లీచాప్లిన్' అని అంటారు. 'ఆవారా', 'శ్రీ 420', 'జాగ్‌తేరహో' అన్నచిత్రాలలో అతని అద్భుతమైన నటనను చూసి వారు ముగ్ధులు కావటమే అందుకు కారణం.

గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలోనిర్మింపబడిన చిత్రాలలో ఆరు చిత్రాలు 'రాహి', 'శంభు' 'ఆవారా' 'పరివార్', 'శ్రీ 420', 'జాగతేరహో' అన్నవి తూర్పుజర్మనీలో ప్రదర్శితమైనాయి. ఇటీవలనే 'శ్రీ 420', 'జాగ్‌తేరహో' చిత్రాలూ, 'పరదేశి' తూర్పుజర్మనీలో ప్రదర్శింప బడ్డాయి.

'కాంత' చిత్రంలో కృష్ణకుమారి, అంజలీదేవి

సమీక్ష :

కాలక్షేప నిక్షేపం హమ్ హిందూస్తానీ

నిర్మాత	ఎస్. ముఖర్జీ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం	రామ్‌ముఖర్జీ
సంగీతం	ఉషాఖన్నా
సంభాషణలు	రామ్‌దత్తా
పాటలు	భరత్‌వ్యాస్, మహోహర్, ప్రేమ్ ధవన్, సాహిర్, రాజేంద్ర కిషన్.
నేపథ్యగానం	లత, ఆశా, గీతా, రఫీ, ముఖేష్, ఉషాఖన్నా.
తారాగణం	సునీల్‌దత్, జాయ్‌ముఖర్జీ, ఆశా పరేఖ్, హెలెన్, జాగీర్దార్, ఆగా, ముబారక్, లీలా చిట్నీస్, విజయ చౌధురి, శ్యామ్ ముఖర్జీ వగైరా ....

లోగడ ఫిల్మిస్తాన్ సంస్థ పేరిట, దరిమిలా ఫిల్మాలయా (స్వంత) సంస్థ పేరిట ఎస్. ముఖర్జీ నిర్మించిన,నిర్మిస్తున్నచిత్రాలన్నీ కాలక్షేపానికి నిక్షేపాలన తగ్గవి. విజ్ఞానం పాలు కొరవడినా వినోదంపాలు ఆయన చిత్రాలలో పుష్కలంగా లభిస్తుంది. విశ్రాంతికోసం, వినోదంకోసం తపించే జనానికి మత్తుపల్లి, సేద తీర్చడమే పరమాశయంగా ఆయన చిత్రాలు నిర్మిస్తున్నాడు. ఫిల్మాలయా పేరిట తాజాగా వెలువడిన ఈస్ట్‌మన్ కలర్ చిత్రం 'హమ్ హిందూస్తానీ' కూడా ఆ కోవకే చెందుతుంది.

పేరుచూసి ఇదేదో దేశభక్తికి సంబంధించిన చిత్రం అయి వుంటుందని దురాశపడి వెళ్తే తప్పక ఆశభంగం కలుగుతుంది. కాని ముఖర్జీగారి సంగతి లోగడ ఏమాత్రం ఎరిగున్నవారైనా అలా ఆపోహపడరు. భారతప్రజల జీవన విధానాన్ని గురించి, మనస్తత్వాన్ని గురించి చిత్రించడం ఈచిత్ర లక్ష్యమని ప్రచారం జరిగింది కాని ఆఛాయలు మచ్చుకైనా ఇందులో కనపడవు. అందుచేత విపోదార్లు నిర్భయంగా ఈ చిత్రాన్ని చూడవచ్చును.

ఇది రెండు జతల ప్రేమ పక్షుల కథ. ఇంకా విలనులు, విదూషకులు మొదలయిన పాత్రసామగ్రి, శృంగార భీభత్స భయానక సన్నివేశాలు, ప్రకృతి దృశ్యాలూ, నృత్య గీతాలు మొదలయిన 'తప్పనిసరి' అంశాలు పుష్కలంగా వున్నాయి. కన్నుల పండువైన రంగు రంగుల సంఘటనలు, శృతిమించని మధుర సంగీతం, అందమైన అమ్మాయిలు వుండడంవల్ల చిత్రంలో అడుగు మేరకాడా ప్రేక్షకులకు విసుగు పుట్టదు.

ముఖర్జీగారి జ్యేష్ఠపుత్రుడు రామ్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తొలి అనుభవం అయినా తండ్రి అభిరుచులకు అనుగుణంగా అతను చెప్పుకోతగ్గ ప్రతిభను ప్రదర్శించాడు. సంగీతం, ఛాయాగ్రహణం ఈచిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఉషాఖన్నా సంగీతం 'దిల్‌దేకేదేఖో' చిత్రంలోకంటే ఎన్నోరెట్లు శ్రావ్యంగా వుంది. పాటలన్నీ మధురంగా, నిరాడంబరంగా వున్నాయి. ఆమె సంగీతంలో ఇదివరకటి కంటె శబ్దంపాలు తక్కువై, మాధుర్యంపాలు ఎక్కువయింది. 20 ఏళ్లయినా నిండని ఈమె కూర్చిన సంగీతం అగ్రశ్రేణి బొంబాయి సంగీత దర్శకుల తలలూయించడమే కాదు, కొందరి తలలు వంచగలదు కూడా. నేపథ్య సంగీతం అతి సున్నితంగా, హాయిగా వుంది. సాధారణంగా హిందీచిత్రాలన్నిటిలోవలెనే ఇందులోకూడా కెమేరా పనివాడితనం మెచ్చుకోదగ్గ విధంగా వుంది. చిత్రం మొదట్లో రంగులు కొంత మసకగా వున్నట్లు అనిపించినా తర్వాత తర్వాత చక్కగా వున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని రంగులలో నిర్మించవలసిన అవసరమేమీ లేదు. కథలోని వాతావరణానికి అది అత్యావసరమయింది కాదు. ఎలాగూ రంగులలో నిర్మిస్తున్నారు కనుక పనిలోపని ప్రకృతి దృశ్యాలను కూడా కొన్నింటిని ఇమిడ్చారు.

జాయ్‌ముఖర్జీ (ముఖర్జీగారి కనిష్ఠ పుత్రుడు) నటన 'లవ్ ఇన్ సిమ్లా' చిత్రంలో కంటే చాలా మెరుగుగా వుంది. అచిరకాలంలోనే అగ్రశ్రేణి నటులకుండగల లక్షణాలను ప్రదర్శించాడు. ఆశా పరేఖ్ హాయిగా, మితంగా నటించింది. మిగతావారంతా తమమాత్రంగా అభినయించారు.

ఈ చిత్రం ఈ నెల 16 వ తేదీన విజయవాడ మారుతీటాకీస్‌లో విడుదల అయింది. ఆంధ్రలో పూర్ణావారు విడుదల చేస్తున్నారు.

'కృష్ణప్రేమ' చిత్రంలో బాలయ్య, జమున

ఆంచల్

పంకజ్ చిత్రవారి 'ఆంచల్' చిత్రం మార్చి మొదటివారంలో విజయవాడలో విడుదల కానున్నది. అశోక్‌కుమార్, నిరూపారాయ్, నందా, మహేష్‌కుమార్, లలితాపవార్, చిత్ర, సీమా, ధుమాల్, ఓంప్రకాశ్ ప్రభృతులు నటించిన ఈచిత్రానికి నిర్మాత, దర్శకుడు వసంత్ జోగ్లేకర్. సంగీతం సి. రామచంద్ర.

బాలవిహారం

సమితికి రాయబారం

చిన్నకథ

వనరాజు విందు

ఒకసారి వనరాజు, వనరాణి అడవిలోని పక్షుల్ని జంతువుల్ని విందుకు పిల్చారు. పావురాలు, గుడ్లగూబలు మొదలయిన పిట్టలే గాక నక్క, గాడిద, తోడేలు, కుందేలు వంటి జంతువులు కూడ విందుకు హాజరయినవి.

విస్తర్లనిండ గింజలు, కాయలు, పళ్ళు, తేనె వడ్డనలు ముందే జరిగినవి. ఆవు పంపిన పాల కడవలు వడ్డనకు సిద్ధంగా ఉన్నాయి.

గుడ్లగూబ చింతచెట్టు తొర్రలోంచి బయటికి తొంగిచూచింది. దానికి చుంచు లాంటి దేదీ కనపడలేదు. అంతట అది "చుంచులుండని విందు ఎక్కడా చూడలేదు" అంటూ విసురుగా తుర్రున లేచిపోయింది.

గాడిద విస్తరంతా కలయజూచింది. దానికి దుంపలెక్కడా కనపడలేదు. వెంటనే దానికి విసుగుపుట్టి "గాజరదుంపైనా లేకుండా గాడిదలకు భోజనమా" అంటూ గట్టి అట్టహాసం చేసి ఓండ్రపెట్టుకుంటూ లేచిపోయింది. ఈ కారణం చేతనే నేటికిని గాడిదలు ఓండ్ర పెట్టే ముందు నవ్వి, చిట్టచివర మూలుగుతాయి.

తర్వాత విందుపాడుగున పావురాలజత పనిపాటు లేకుండా చెవులు పూరరపెట్టినట్లు బాతాఖానీ వేసేసరికి వనరాణికి కోపమొచ్చి తన వేలి ఉంగరాలు తీసి వానిమీదికి విసిరింది. ఆ ఉంగరాలు వెళ్ళి సరిగ్గా వాని పీకలకు తగులుకొన్నాయి. అంత అవి భయపడి ఉంగరాలతోనే ఎగిరిపోయాయి. ఈకారణం చేతనే నేటికి కూడ ఉంగరపు పావురాల మెడలమీద ఉంగరపు చారలుంటాయి.

—కడలి

(మేజెక్ బన్నానుక్ రచించిన కథ ఆధారంగా)

సింహం కుందేలు

బాలలూ!

బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడనే సంగతి మీలో చాలామందికి తెలిసేవుంటుంది. వ్యక్తులకు మరణం అనేది లేదనీ, ఒకరు చనిపోగానే మరోజన్మ ధరిస్తూవుంటారని బౌద్ధమతస్థుల నమ్మకం. ఎటువంటి జన్మ ధరిస్తారనేది, వారు తొలిజన్మలో చేసిన మంచిచెడ్డలపైనే ఆధారపడి ఉంటుందట.

శుద్ధోదనునకు కుమారుడుగా జన్మించడానికిముందు సిద్ధార్థుడు (ఆ తర్వాత బుద్ధుడైనాడు) అనేకజన్మలు ధరించాడు. ఒక జన్మలో ఆయన సింహంగా పుట్టాడు. అడవిలో వుండే వాడు ఆ అడవిలోనే ఒకమూల ఒక కుందేలు వుండేది. ఆ సమయంలో కాశీనగరాన్ని బ్రహ్మదత్తుడనేరాజు పాలించేవాడు. ఒకనాడు ఆ అడవిలోని తాడిచెట్లనున్న పండ్లలో ఒకటి దభాలున నదిలో పడింది. అది పడగానే నీళ్ళు పైకి లేచాయి. ఏమరుపాటున వున్న కుందేలు అది చూసి 'భూకంపం' సంభవించిందనుకొని, వెంటనే ప్రాణరక్షణకై పరుగెత్తింది. మరోకుందేలు దాని చూసి "ఎక్కడికి ఆ పరుగు? ఎందుకోసం?" అని ప్రశ్నించింది.

'భూకంపం సంభవించింది' అంది కుందేలు. ఆ కుందేలుకూడా పరుగెత్తసాగింది. మిగిలినకుందేళ్ళు అడిగితే 'భూకంపం, భూకంపం'అని కేకలు వేస్తూనే అవి పరుగెత్తాయి.

ఒకజింక ఎదురైంది. "ఎక్కడికర్రా అలా పరుగెడుతున్నారు?" అంది జింక. ఆ కుందేళ్ళన్నీ 'భూకంపం' అన్నాయి. జింక, దాన్ని చూసి ఏనుగు, ఏనుగు చెప్పగా విని ఖడ్గమృగం, అది చెప్పగా పెద్దపులి అన్నీ ఓ మైలు దూరం పరుగెత్తి మృగరాజు సింహం గుహదగ్గరకు వచ్చాయి. విశ్రాంతిగా పడుకొన్న సింహం ఈ హడావిడి చూసి "ఏమైంది?" అంది ఆత్రంగా. 'భూకంపం' అన్నాయి అవి. 'నాకు అటువంటిదేమీ తోచలేదే' అంటూ సింహం (బుద్ధుడు)లేచి, మూడుసార్లు గర్జించేసరికి, ఆ గర్జనకు అడవి దద్దరిల్లిపోయింది.

'భూకంపం సంభవించడం ఎవరు చూశారు?' అని అడిగింది సింహం.

'నేనుకాదు, పెద్దపులి' అంది ఏనుగు.

"నేను కాదు ఖడ్గమృగం చెప్పింది' అంది బెబ్బులి. 'నేను కాదండీ! భల్లూకం చెప్పింది" అంది ఖడ్గమృగం.

"మాతో జింక చెప్పిందండీ" అంది ఎలుగు.

"కుందేలు చెప్పిందండీ" అంది జింక.

"నిజంగా నేను చూశానండీ"అంది కుందేలు.

'సరే, ఎక్కడ నువ్వు వుండగా భూకంపం సంభవించిందో చూపించు' అంది సింహం.

ఆ ఉత్తరువును త్రోసివేయలేక తాను అంతకు ముందు ఎక్కడ కూర్చొని వుండగా చప్పుడైందో ఆ వైపుకి తీసుకువెళ్ళింది సింహాన్ని కుందేలు. సింహంవెనుక అన్ని జంతువులూ వచ్చాయి.

ఇంతలో మిగుల ముగ్గిన మరోతాటిపండు దభాలున నీటిలోపడి, నీళ్ళు చివ్వున పైకి లేచాయి.

"అదిగో! చూశారా!"అంది కుందేలు. 'భూకంపం కాదు. నీముఖం. తాటిపండు నీటిలో పడితే అలాభయపడ్డావు అంతే' అని బుద్ధుని వలెనే దయార్ద్రమైన చూపుతో చిరునవ్వు నవ్వింది సింహం. (జాతక కథలనుంచి)

—కిశోర్

వచ్చే ఆదివారం సంచికలో:

మీూకు మంచి పనులు

ఎడ్వర్డు రాజు

అక్బరు కోర్టులో బీర్బల్

కథలకు ఎదురు చూడండి.

శీతాకాలం గడిచిపోయి వేసవి ప్రారంభమైనపుడు గ్రామసీమలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఎండి మోడైపోయిన మొక్కలుకూడా చిగిర్చి, పచ్చని ఆకులతోకనులపండువుచేస్తాయి.

పొలంగట్టుమీద కూర్చున్న కుందేలుపిల్ల బాబీ ప్రకృతిశోభచూస్తూ సంతోషంతో గంతులు వేయసాగింది. అంతలోనే ఒకపెద్ద ఎలుకలదండు నగరంవైపు పోతూవుండడం బాబీ చూసింది. అవి ఒకటీ రెండూ కావు. వేలమీద వున్నాయి.

మూషికస్నేహితులారా! మీా ప్రయాణం ఎక్కడికి?" అనిఅడిగింది కుందేలు బాబీ.

"మాగమ్యస్థానంమాకే తెలియదు" అన్నాయి.

"మీా కెప్టెన్‌ను కలుసుకొనిమాట్లాడుతాను" అందిబాబీ. కొన్ని ఎలుకలు బాబీని కెప్టెన్‌రాట్ దగ్గరకు తీసుకు వెళ్ళాయి.

"మీా ప్రయాణం ఎక్కడికి" అని ప్రశ్నించింది బాబీ.

"అది సైనికరహస్యం. నీకు చెప్పవలసిన పనిలేదు. నీదారిన నువ్వుపో" అన్నాడు కెప్టెన్ రాట్.

బాబీ ఆ రాత్రి ఎలుకలసైన్యం మకాంవేసిన శిబిరందగ్గరకు వెళ్ళింది. ఒక గుడారంలోనికి తొంగిచూసింది. కెప్టెన్ రాటీ ఏడుగురు ప్రధానోద్యోగులతో కలిసి రహస్య సంభాషణ సాగిస్తున్నాడు.

"తెల్లవారేసరికి నెంబర్ ఒన్ డివిజన్ నగరంపై దాడిజరపాలి. సాయంత్రానికి రెండో పటాలం ఎక్కడికో పోవాలి. రెండువారాలు ఆగినతరువాత అయిదువరకుల ముట్టడిస్తుంది. ఉడుపునాలుగవపటాలం ముందుకుపోతుంది. మానవులందరూ మన దండయాత్రఫలితంగా రోగపీడితులై పోతారు. ప్రపంచాధిపత్యం మనకే దక్కుతుంది. ఈప్లాను మీకునచ్చుతుందా?" అన్నాడు కెప్టెన్‌రాట్.

"సమ్మతమే"అని అయిదు ఎలుకలన్నాయి. ఒకటి 'అమ్మో' అంది. మరొకటి మౌనంగా వుండిపోయింది.

ఈ మాటలు విన్న కుందేలు బాబీ "ఆహా! మానవజాతికి మహాప్రమాదం వాటిల్లేటట్లుంది. ఏమిటి కర్తవ్యం?" అని ఆలోచించింది. తానున్న పొలం యజమాని ఆ రాత్రే విమానంలో అమెరికా వెళ్ళనున్నట్లు ఎవరో స్నేహితునితో చెపుతూవుండగా వింది. ఆయనఇంటికి వెళ్ళింది. ఆయన బెడ్డింగులో ప్రవేశించింది.

విమానాశ్రయందగ్గర తనిఖీఉద్యోగి నిద్రమత్తుతో జోగుతున్నందున కుందేలుబాబీని చూడలేదు. న్యూయార్కులో విమానం ఆగగానే, బాబీ తటాలున క్రిందికి దూకి బయటకు పరుగెత్తుకుపోయింది.

మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయందగ్గరకు వెళ్ళింది. ఒక బ్రష్, రంగులడబ్బా సంపాదించింది. "సహాయం చెయ్యండి! ప్రపంచం ప్లేగు వ్యాధికి బలికాబోతూ వుంది. ఎలుకలను పరిమార్చండి" అని గోడలమీద వ్రాసింది.

మరుదు ఎవరో పిచ్చివ్రాతలు వ్రాశారనుకొన్నారు కొందరు. కాని తర్వాత ఆ విధంగా అన్ని గోడలమీద అక్షరాలు కనబడ్డంతోఅంతర్జాతీయ విచారణసంఘాన్ని ఏర్పాటుచేశారు. ప్లేగు నివారణకు తగుచర్యలు తీసుకొన్నారు. బాబీ ఎలాగోమళ్లీ తనదేశానికి రహస్యంగా విమానంలో తిరిగి వచ్చింది.

తాను చేసిన మంచిపనికి అది ఒకరి మెప్పును ఆశించలేదు. నాశక్తికొలది మానవులకు సేవచేశాను అని తృప్తిపడింది.

బాలలూ! మనలో ఎంత మంది అలా తృప్తిపడగలమో చెప్పండి.

—ప్రౌస్



చంద్రకిరణ మంత్రం

విజయనగరాన్ని చాలాకాలం క్రిందట శ్రీకృష్ణదేవరాయలనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనవద్ద అష్టదిగ్గజములనే ఎనమండుగురు కవులుండేవారు. వారిలో రామకృష్ణుడు అనే ఒక వికటకవి వుండేవాడు. రామకృష్ణుడు వికటకవే గాదు. యుక్తిపరుడు, తెలివిగలవాడు. అతని గురించి అనేకకథలున్నాయి. అందులో ఇది ఒకటి.

ఆ రోజుల్లో విజయనగరంలో ఒక గజదొంగ వుండేవాడు. వాడు ఎన్నో దొంగతనాలు చేసేడు. శ్రీకృష్ణదేవరాయలు వాడిని పట్టుకొనటానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. వాడిని ఎవరైనా పట్టుకొంటే వారికి లక్షవరహాలిసా నని చాటింపువేయించాడు.

రామకృష్ణుడు దొంగ నెలాగైనా పట్టుకోవాలని ఆలోచించాడు. ఒక వుపాయం తట్టింది. అది మహారాజుతో చెప్పాడు. మహారాజు ఆ వుపాయం ప్రకారం చేయడానికి అనుమతించి దానికి కావలసిన ఏర్పాట్లు చేయించాడు.

మరునాటినుండి రామకృష్ణుడు కనిపించిన ప్రతివారితో తనదగ్గర విలువైన వజ్రాలు, రత్నాలు వున్నట్లుగా చెప్పసాగాడు. ఈ సంగతి తెలిసికొన్న దొంగ తనింటికి తప్పకుండా వస్తాడని తన భార్యకు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు రోజూ రాత్రి తనభార్యతో మాట్లాడేవాడు. అవి ఏరోజైనా దొంగవింటాడని రామకృష్ణుని ఆశ.

రామకృష్ణుని ఇంట్లో విలువైన వజ్రాలు, రత్నాలు, వున్నాయనివిన్నదొంగ అవి దొంగిలించాలని ఒకనాటి రాత్రి రామకృష్ణుడింట్లో ప్రవేశించాడు. రామకృష్ణుడు ఇంకా నిద్రపోవలేదు. కాబట్టి దొంగ గోడప్రక్కన నించున్నాడు. రామకృష్ణుడు రోజూభార్యను అడిగినట్లే "ఏమే! నేను తెచ్చిన వజ్రాలేం చేసావు?" అని అడిగాడు.

భార్య "దాచానులెండి! కానీ ఇవి రోజూ ఎక్కడనుంచి తెస్తున్నారు" అని అడిగింది.

"అదంతా ఒక రహస్యం!" అన్నాడు రామకృష్ణుడు.

'ఆ రహస్యం చెప్పకూడదా?' అంది భార్య.

"ఎందుకు చెప్పకూడదు. అని రాజుగారి ఖజానాలో నుంచి దొంగలించుకొస్తున్నాను." అన్నాడు రామకృష్ణుడు.

"అమ్మబాబో, దొంగలించి తీసుకొస్తుంటే రాజభటులు పట్టుకోరా?" అన్నది భార్య.

"ఓసి పిచ్చిదానా! నేనంత పిచ్చివాడననుకోను. ఖజానా వెనుకవైపున పన్నెండు అడుగులఎత్తున ఒక గవాక్షంవుంది. దానిని ఎక్కటానికి కంతలు కూడ వున్నాయి. వాటి సహాయంతో పైకెక్కి ఆ గవాక్షం చేరుకొని అక్కడ్నుంచి ఖజానాలోకి దూకుతాను." అన్నాడు రామకృష్ణుడు.

"ఏమాకు ఏమైనా పిచ్చి ఎక్కిందా ఏమిటి!... లేకపోతే పన్నెండడుగుల ఎత్తునుండి దూకితే కాళ్ళు రెండు విరిగిపోవూ?" అన్నది భార్య.

దొంగ వీళ్ళిద్దరి మాటలుగా శ్రద్ధగా వింటున్నాడు. "నేనుఇందాకనే అన్నాను, నువ్వు పిచ్చిదానివని! లేకపోతే నేనెక్కడైనా పన్నెండు అడుగుల ఎత్తునుండి దూకుతానా? నాకు చంద్రకిరణ మంత్రంవచ్చు. దాని సహాయంతో దూకుతాను." చెప్పాడు రామకృష్ణుడు.

"ఏమండీ ఆ చంద్రకిరణమంత్రం నాకూ నేర్పండి" అన్నది రామకృష్ణునిభార్య.

"ఓం చంద్రకిరణాయః అంటేచాలు చంద్రకిరణాలు ఏటవాలుగా పడుతున్న సమయంలో, అప్పుడా చంద్రకిరణాలు చేతికి తాడుల్లాగా దొరుకుతాయి. వాటి సహాయంతోహాయిగాదిగిపోవచ్చు! ఇదంతా నీకెందుకూ పడుకో పడుకో" అంటూ రామకృష్ణుడు గుర్రుపెట్టసాగాడు.

ఈమాటలువిన్న దొంగకి ఒక ఉపాయం తట్టింది.

వాడు మెల్లగా రాజభవనంలో ప్రవేశించి ఖజానా వెనుకభాగాన చేరాడు. అక్కడ రామకృష్ణుడు చెప్పినట్టుగా కంతలసహాయంతో గవాక్షం వద్దకు చేరాడు. చంద్రకిరణాలు గవాక్షంనుంచి ఖజానాలో ప్రవేశించగానే "ఓం చంద్రకిరణాయః" అంటూ తాళ్ళుపట్టుకొని దిగినట్టుగా దిగిపోబోయాడు.

వెంటనే కాళ్ళు విరిగి నేలకూలాడు.

రామకృష్ణుని యుక్తివలన ఏవిధమైన బాధ లేకుండా దొంగ రాజ భటులకు చిక్కిపోయాడు.

శ్రీకృష్ణదేవరాయలు దొంగను కొరతవేయించి రామకృష్ణుని మెచ్చుకున్నాడు.

—నాగేశ్వరరావు శాస్త్రి



కలం స్నేహం

కలం స్నేహితుడా!

నువ్వు క్షేమంగా వున్నావా? బాగా చదువుతున్నావా? పరీక్షలు దగ్గరికొస్తున్నాయికదూ! శ్రద్ధగా చదువుతున్నావుకదూ! రామూ ఈమధ్య రుంటరితనం మానివేసి కుదురుగానే వుంటున్నాడు.

ఆమధ్య ఏం జరిగిందో తెలుసా? నేనూ, రామూ కలిసి మద్రాసుకు బయలుదేరాం. ఇద్దరం సెకండ్‌క్లాస్ కంపార్టుమెంటులో వున్నాం. మాతోపాటు నలుగురు స్త్రీలు ఆ పెట్టెలోనే కూర్చున్నారు. వారు ఏమేమో మాట్లాడు కొంటున్నారు.

రామూ స్టేషన్‌లో ఫలాహారాలు, వేరుశనగకాయలు, అరటిపళ్ళు, ఇంకాఏవో చిరుతిండి పదార్థాలు కొన్నాడు.

మళ్లీ చిరుతిళ్లు తింటున్నావు. వెనక జరిగిన సంగతి మరిచిపోయావా?' అన్నాను.

తిన్నవేరుశనగకాయలతొక్కలు పెట్టెనిండా పడ వేస్తున్నాడు. ఈగలు ముసురుతున్నాయి. అరటి పండు ఒకటి తిని ఆ తొక్క గిరవాటు వేశాడు. పెట్టెలో కూర్చున్న స్త్రీలలో ఒకామె ఆ తొక్కను చూసుకోకుండా నడిచి కాలుజారి పడింది. రామూను తిట్టింది.

తెనాలి రాగానే రామూ కోవా ప్యాకెట్లు కొన్నాడు. 'అవితింటే దాహమవుతుంది వద్దు' అని చెప్పినా వినలేదు. అవి తిన్న దగ్గరనుంచీ 'మంచినీళ్లు కావాలి' అని మొదలు పెట్టాడు. ఆ పెట్టెలో పున్నవారిదగ్గర మంచినీళ్లులేవు. కొంతసేపటికి ఆ దాహాన్ని భరించలేక, 'అమ్మో ప్రాణంపోతోంది' అని ఏడుపు మొదలుపెట్టాడు. చివరకు ప్రాణంపోతుందేమో అనుకొని గొలుసు లాగాడు. వెంటనే రైలుఆగింది.

గార్డువచ్చి 'ఏమైంది' అన్నాడు. రామూ మంచినీళ్లకు అటువట్టుంటే గొలుసులాగావని చెప్పాను. 50 రూపాయల జరిమానా చెల్లించమన్నాడు. అంత డబ్బు మాదగ్గరలేదే. అడ్రసు యిచ్చి, తర్వాత తప్పక పంపిస్తాము అని చెప్పాను.

ప్రక్కకంపార్టుమెంటులోనివారి నడిగి కాసిని మంచినీళ్లు తీసుకొని రామూ కిచ్చాను. త్రాగి 'అమ్మయ్య' అన్నాడు. బండి కదిలింది. మేమిద్దరం చేరుకొన్నాము.

"బాగా బుద్ధివచ్చింది. ఇకెప్పుడూ నీమాట త్రోసివెయ్యను" అని లెంపలువేసుకొన్నాడు రామూ. నా అడ్రసు. తెలుసా—కొట్టగడ్డ విస్సు, చీరాలరోడ్డు, బాపట్ల.

కలం స్నేహితుల క్లబ్బులో చేరిన కొత్త సభ్యులు

16. వి. పాండరి. ఆరవతరగతి. మిడిల్ స్కూల్, నకిరికల్, నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సరదాలు : సినిమాలుచూడ్డం, చదువుకోవడం.

17. డి. నాగేశ్వరరావు, లాడ్జిపేరడైజ్, కంచరపాలెం, విశాఖపట్నం—4.

18. వి. వి. కరుణాకర్. కేరాఫ్ వంతెన సోమయాజిగారు,ఉండ్రాజవరం,తణుకు తాలూకా, పశ్చిమగోదావరిజిల్లా సరదాలు:రచన,చిత్రలేఖనం, స్నేహితులద్వారాతెలియని విషయాలను తెలుసుకోవడం.

19. ఎస్. వి. రామిరెడ్డి. డి. కొట్టాల. యల్లవత్తులపాస్సు. వయా నంద్యాల, కర్నూలు జిల్లా. వయస్సు: 16సం. పుస్తక, పత్రికా పఠన, స్నేహితులలో కలిసి ఆటలు, సినిమాలు, దేశనాయకుల ఫొటోలు సేకరణ, చూడని ప్రదేశాల సందర్శన, విదేశాలలోని ఆంధ్రులను గుర్తించి తెలుసుకోవడం.

20. డి. ప్రేమచంద్. రొక్కం వారి ఇల్లు, శ్రీకాకుళం, శ్రీకాకుళంజిల్లా. వయస్సు 16సం. సరదాలు: డ్రాయింగు, బాలమిత్ర, చందమామ, ప్రభ, పత్రిక, యువ పత్రికలు చదివటం, 5, 10, మైళ్లలోనివూళ్లకు స్నేహితులతో కలిసి ఎక్స్‌కర్షన్స్ వెళ్లడం.

21. దుగ్గిరాల ఆదిలక్ష్మి. కేరాఫ్ దుగ్గిరాల దుర్గాంబగారు, దక్షిణపువీధి, ఏలూరు. వయస్సు 8సం. కొత్తఆటలు, బాలపుస్తకాలు చదవడం, అల్లికలు నేర్చుకోవడం, పెద్దలనుంచి మంచి సంగతులు తెలుసుకోవడం.

(వచ్చేవారం మరికొందరిపేర్లు ప్రచురిస్తాము)

సప్తమస్కంధం

(గత ఆదివారం సంచిక తరువాయి)

పరీక్షిత్తు శ్రీ శుకయోగిని యిలా అడిగాడు:

బ్రహ్మణ్యుడా!

శ్రీహరి లీలలు నా మనస్సుకి చిత్ర విచిత్రాలుగా గోచరిస్తున్నాయి. హరి సర్వ భూతాలకూ సముడు, హితుడు, ప్రియుడున్నూ. అన్నిటిని సమంగా ప్రేమించే కరుణామయుడు. అలాటివాడికి అదితేయులనీ, దైతేయులనీ భిన్నదృష్టి ఉంటుందా? ఇంద్రుణ్ణి ప్రేమించడం, వాడికోసం దితి సంతానాన్ని దారుణంగా చంపడం ఆ సర్వభూత సముడికి ధర్మమేనా? రాక్షసులను చంపినంత మాత్రాన అమరులవల్ల అతనికి వచ్చిన లాభమేమిటి? మోక్షదాత తానేకదా! కాగా గుణరహితుడు కూడా. అలాటి హరికి రాక్షసులతో వైరం ఎందుకు? పైగా వాళ్లని హింసిస్తూనే ఉండడమే తనపనిగా ఉంటున్నట్టు వినవస్తుంది. ఎప్పుడుచూసినా రాక్షసులను శిక్షిస్తూ ఉండడం, దేవతలను రక్షిస్తూ ఉండడం— ఇదంతా ఆశ్చర్యంతోపాటు సందేహానికి తావిస్తోంది. కనక యీ సందేహాన్ని పోగొట్టవలసిందని కోరుకుంటున్నాను—

అని ప్రాయోపవిష్టుడైన పరీక్షిత్తు అడగగా విని శ్రీ శుకుడు చిరునవ్వు నవ్వి,

రాజా!

మంచి ప్రశ్న వేశావు. నిజమే. హరికథలు సందేహాన్ని కలిగిస్తూ ఉంటాయి. విచిత్రాతి చిత్రంగా ఉంటాయి హరి చరిత్రలు. అలాగే హరిభక్తుల చరిత్రలు భక్తిని కలిగించేవి, ఐశ్వర్యము సమకూర్చేవి, మహామునుల ప్రశంసలందుకునేవే అయివుంటాయి.

హరి చరిత్రలు ముల్లోకాలనూ పవిత్రం చేస్తాయి. సంసార జంజాటాన్ని కట్టి రూపుమాపుతాయి. మంచి స్నేహితుడులాగా మంచి త్రోవను నడిపిస్తాయి. మునుల ధర్మాలను తెలుపుతూ ఉంటాయి. నీ సందేహాన్ని తీరుస్తాను.

నారాయణాంశతో అవతరించిన వ్యాసులవారికి నమస్కారం. సర్వభూతసముడై సర్వభూతాంతరాత్మయైన నారాయణునకు అభివాదాలు. విను. రాజా!

పరమేశ్వరుడు వ్యక్తుడు కాడు. ఆయనకు ఏ గుణమూ లేదు. ప్రకృతికి వశుడు కాడు. కనక హరికి జన్మలేదు. అయితే యిదంతా ఎలా జరుగుతుంది? అదే విశేషం.

తాను కల్పించిన మాయతో పుట్టిన గుణాలలో ఆవేశించి బాధ్యము, బాధకమూ అయిన రెండు రకాలను తానై కల్పించుకుంటున్నాడు. నిజానికి తాను గుణాతీతుడు.

సత్త్వము, రజస్సు, తమస్సు అనే యీ మూడు గుణాలూ ప్రకృతి గుణాలు. వృద్ధి క్షయాలు ఒకొక్క కాలంలో ఆ గుణాలకే కలుగుతూ ఉంటాయి.

ఈశ్వరుడు దేవతలను, ఋషులను సాత్త్వికులు గాను, అసురులను రాజసులుగాను, యక్షరక్షోగణాలను తామసులుగానూ విభజించాడు. ఒక్క రహస్యం గుర్తుంచుకో.

సూర్యుడు అనేక స్థలాలలో అనేకంగా కనిపిస్తున్నా ఒక్కడేకదా!

అలాగే యీశ్వరుడున్నూ అన్నింటా ఉంటున్నా ఒక్కడుగానే ఉంటున్నాడు.

తత్త్వవేత్తలు తమలో ఆత్మస్వరూపంతో ఉండేవాడూ ఆ యీశ్వరుడే అని తెలుసుకుంటున్నారు.

సర్వమయుడైన యీశ్వరుడు జీవాత్మకు స్రష్టాడు. విశ్వ సృష్టికై తన మాయను ఉపాధిగా చేసి రజోగుణాన్ని, ఆ విశ్వంలో విహారార్థం సత్త్వగుణాన్ని, విశ్రాంత్యర్థం తమోగుణాన్ని పుట్టించి సర్వస్వభావమైన కాలాన్ని సృష్టిస్తాడు. ఆ కాలమే తాను అవుతూ సాత్త్వికమైన దేవగణానికి వృద్ధినీ, రజస్తమోగుణ సంకలితమైన రాక్షసగణానికి క్షయమునూ కలిగిస్తూ ఉంటాడు.

ఈవిషయమే మునుపు రాజసూయయాగం చేసే సందర్భంలో ధర్మరాజుకి నారదుడు వివరించి చెప్పాడు. అదే శ్రోత్రపేయంగా చెప్తున్నాను. విను. దానితో హరితత్త్వం నీకు విశదమవుతుంది.

ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నప్పుడు అర్ఘ్యప్రదానం విషయంలో ఆయనకి సందేహం వచ్చింది. ఎవరికి ఇవ్వాలా? అని. కురువృద్ధుడు భీష్ముడు శ్రీకృష్ణునికి ఇప్పించాడు. అది తగనిపని అని శిశుపాలుడు ధర్మజ, నదీసుత కృష్ణులను ఎగ్గులాడాడు. వాడి ధోరణి శృతిమించి రాగానపడ్డట్టు ముదిరిపోయింది. ఇక ఉపేక్షించడం నిష్ప్రయోజనం అని శ్రీకృష్ణుడు చక్రధారతో శిశుపాలుణ్ణి సంహరించాడు. తలతెగి కొండలా నేలకూలిన శిశుపాలుని కళేబరంలోంచి దివ్యరూపం వచ్చి శ్రీకృష్ణునిలో ప్రవేశించింది.

ధర్మరాజుకి ఎంతో ఆశ్చర్యం వేసింది. సభలో నారదుడుకూడా ఉన్నాడు. నారదుణ్ణి చూసి ధర్మరాజు—

మునీంద్రా!

చూశావా! ఎంత అద్భుతమైన సంఘటన. పరమయోగులకు కూడా దుర్లభమైన హరితత్త్వంలో అజ్ఞాని, మూర్ఖుడు, తీరని పగతో తిట్టి ఎదిరించినవాడు శిశుపాలుడు దివ్యరూపంతో ప్రవేశించడం ఎంత వింత!

వేనుడు హరిని నిందించి, మునుల శాపానికి గురి అయి నశించాడు. ఈ శిశుపాలుడు చిన్నప్పటినుంచీ కృష్ణుడిమీద పగబట్టి, తిట్టి, అనరాని మాటలాడి, ఎదిరించి, కానిపనులు చేసి బలీయమైన శత్రుత్వంతో పెరిగినవాడు. ఇప్పుడంటే యిప్పుడు యీసభలో వాడు కృష్ణుణ్ణి అన్ని మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయో నువ్వూ విన్నావు. అసలు వాడికి కృష్ణుడు పేరు వినడమే కిట్టదు. భక్తి ఏకోశానా లేనివాడు. అలాటి విద్వేషి యీ హరిలో చేరిపోవడం ... ఏమంటావు? వీడికి ఉన్న ప్రభావం ఏమిటి? వీడి సమాచారం నీకూ తెలిసినదే. అయినా చెప్తున్నాను.

కృష్ణుణ్ణి ఎలాగైనా సాధించి తీరుతాను. ఏమనుకున్నాడో? మంత్రం వేసి మింగేస్తాను. వాడి ప్రాణాలు తోడేస్తాను. పేగులుతీసి జందెంవేసుకుంటాను. నేను నిజంగా వాణ్ణి పగబట్టి హతమార్చడానికే బ్రతుకుతున్నాను. ఉడతాను. నోటికి వచ్చినట్టు తిడతాను. సమయం ఉన్నా ఉండా ఉంది వాడిపని పట్టడానికి —

అని తెగవాగుతూ, తూగుతూ అనరాని, వినరాని, దుర్భాషలాడుతూ కృష్ణుణ్ణి ఎదిరించిన యీ దుష్టుడు నిజంగా నరకలోకంలో కుళ్లవలసింది. అదికాక పగబట్టిన కృష్ణునిలో కలిసిపోవడం చోద్యం కాదూ?

వీడికితోడు దంతవక్త్రుడు. యిద్దరూ కృష్ణునిపైన కిట్టని దురహంకారులు. ఈనాటి బరుబోతు, సాధుదూషకుడు హరిసాయుజ్యం పొందడం ఏ పరమాద్భుతం? దీనికి హేతువేమిటో? తెలియక నాహృదయం గాలికి దీపశిఖలాగా అల్లాడిపోతూ ఉంది సందేహంతో. అది చెప్పు, అని ధర్మరాజు అడగ్గా నారదుడు ఇలా చెప్పాడు:

ధర్మనందనా!

అదే జీవరహస్యం. నీవు వివేకివి. నీకే సందేహం కలగడమే చోద్యం. అయినా అడిగావు కనక చెప్తున్నాను విను.

దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికేగాని పరమాత్మకు తగలవు. శరీరాభిమానంవల్ల దండన, నింద హింసలలాగా కన్పిస్తున్నట్టే నేను, నాది అనే విషమభావంకూడా జీవులకు శరీరానికే సంబంధించి ఉంటుంది. మమకారం బంధానికి మూలం. అభిమానం లేనివాడై చంపినా అది చంపడంకాదు. 'నేను చేశాను' అనేది లేనివాడికి హింస తగలదు. సర్వప్రాణులకూ ఆత్మఅయిన యీశ్వరుడికి భిన్నభావమే లేదు. అందరూ యీశ్వరుడికి సములే.

కనక,

కోపించిగాని, స్నేహంతోగాని, కోరికగాని, చుట్టరికంతోగాని, భయంతోగాని యేవిధంగా నైనాసరే తత్పరుడై హరిని ధ్యానించేవాడు హరి సాయుజ్యం చెందుతాడు. వీడు నన్ను నిందించాడనీ, వీడు నుతించాడనీ, వీడు దూషించాడనీ, వీడు భూషించాడనీ హరి వేర్వేరు భావంతో చూడడు. నా ఉద్దేశం వింటావా?

తీరని పగతో విష్ణుసాయుజ్యం పొందినట్టు భక్తితో పొందడం అంత తేలికగా జరిగేది కాదని నా అభిప్రాయం.

ధర్మరాజా!

భ్రమరకీట న్యాయం ఎరగవా? భ్రమరం (తుమ్మెద) ఏ పురుగునో తీసుకువచ్చి తన పట్టులో పెంచుతుంది. అది ఆయంతా భ్రమరం అయిపోతుంది. అలాగే భయంతో నైనా హరిని పగబట్టియైనా మనసా ఆశ్రయించినవాడు హరిని కలిసిపోతాడు.

కామాతిశయంతో గోపికలు, తనగతి యేమవుతుందో అని అదే భయంతో కంసుడు, పగబట్టిన శిశుపాలాదులు, సంబంధంతో వార్ష్ణేయులు, ప్రేమించి మీరు, భక్తితో మేము హరికి ఆప్తులమయాము. కనక ఏవిధంగా నైనాసరే హరిని పొందడానికి సాధనం నిరంతర యోగం. అదే భక్తి అనుకో, భయం అనుకో, పగ అనుకో, బాంధవ్యం అనుకో.

జయ విజయుల శాపవృత్తాంతం

ఎందరో కామక్రోధ భయ స్నేహాతిశయాలతో మనస్సును హరికి సమర్పించి ఉత్తమగతికి పోయినవారున్నారు. పురుషుడు హరిని కామించడం అసంభవం కనక మిగిలిన క్రోధ లోభాదులతో ఏదానితోనైనా హరిని చేరవచ్చు. ఇక యీ శిశుపాలుణ్ణి గురించి చెప్తున్నాను.

'శిశుపాల దంతవక్త్రులు ఇద్దరూ పూర్వజన్మలో వైకుంఠంలో ద్వారపాలకులు. బ్రహ్మణ్యులైన సనకసనందనాదుల శాపంవల్ల పదభ్రష్టులై ఇలా పుట్టారు.' అని చెప్పగా ధర్మరాజు ఆశ్చర్యపడి

నారదా!

సనకసనందనాదులు పరమయోగులు షడ్గుణ సంపన్నులైన హరిని ధ్యానించే వారిలో అగ్రగణ్యులు. అరిషడ్వర్గాన్ని జయించినవారు. అలాగే వైకుంఠవాసులు హరిసేవా పరాయణులు నిర్మోహులు. ఉత్తమ జీవనులు. లోకపావనులు అలాటి సనకాదులు హరి ఆశ్రితులపై కోపం రడానికీ, వారిని శపించడానికి కారణం ఏమిటి? వింతలలో వింతగా ఉంది. అది వివరించి చెప్పు. అన్నాడు.

ఆమాట విని నారదుడు,

అదే చెప్తున్నాను విను.

ఒకనాడు బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాదులు ముల్లోకాలూ తిరుగుతూ దైవికంగా వైకుంఠానికి వెళ్లారు. అక్కడ తమ యోగశక్తివల్ల అయిదారేళ్ల బాలకులవలె అయి దిగంబరులై హరిభవనంలో ప్రవేశించబోయారు. భవనద్వారం దగ్గర కాపున్న జయవిజయులనే యిద్దరు వారిని చూసి గ్రహించలేక,

ఆగండి! లోపలికి వెళ్లకూడదు. ఏమిటి మీ ఆగడం. కావలివాళ్లని లక్ష్యపెట్టకుండా లోపలికి వెళ్లిపోతున్నారు' — అని పరుషంగా అడలించి అడ్డగించారు.

ఆమాటకి సనక సనంద నాదులు అలిగి

'మూఢా అగడం! కళ్లు నెత్తికెక్కి మంచి, చెడ్డా ఆలోచించక పరుగుబోతులై మాటాడుతున్నారే. మీ దురహంకారానికి యిదే శాస్తి.

ఒరే మీరు రాక్షసులై పుట్టండిరా.' — మీలాటి పొగరుబోతులు యిక్కడ ఉండకూడదు. చిన్న, పెద్ద తారతమ్యం గుర్తించకుండా మిడిసిపడుతూ ఉండే మీలాటివాళ్లకి యిలా బుద్ధి చెప్పడానికే వచ్చాం. తప్పదు మామాట. రజస్తమోగుణులై రాక్షసులై పుట్టండి' — అని దారుణంగా శపించారు.

అప్పటికి తెలిసి తెప్పరిల్లుకున్నారు జయ విజయులు. హరితో నిత్య సహవాసం, హరిపాదసేవ తప్పిపోతుందని భయపడ్డారు. శాపం అనుభవించక తప్పదని దుఃఖించారు. సాష్టాంగంగా ఆ మునులకు నమస్కరించి,

'రక్షించండి. తప్పుచేశాం. దాసులం. దండంతో మా తప్పు క్షమించండి' — అని దీనంగా ఏడిచారు. వారి యేడుపు చూసి మునులు జాలిపడ్డారు.

'లెండి! లెండి. మా శాపం అమోఘం. మీరు రాక్షస కులంలో పుట్టి బద్ధ వైరంతో హరిని ఎదిరించి మూడు జన్మలు అలా వెళ్లించి తిరిగి వైకుంఠానికి వస్తారు' — అని అనుగ్రహం చెప్పి తమదారిని పోయారు.

వాళ్లే మొట్టమొదట దితి కొడుకులై పుట్టారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని వాళ్ల పేర్లు. చిన్నవాడైన హిరణ్యాక్షుణ్ణి హరి వరాహావతారుడై సంహరించాడు. పెద్దవాణ్ణి హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారుడై చీల్చిచంపాడు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు హరి భక్తులలో శిరోరత్నం. తండ్రి హరిపేరు చెవినిబడితే చర్రున తాచుపాములా లేచి మండిపడేవాడు. హరిపేరు చెప్పకు. చెప్పావా నిన్ను చీల్చేస్తాను అని తర్జించేవాడు. ఆ కొడుకు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ హరిపరాయణుడు కదా తండ్రిమాటలు విని హరినామస్మరణ మానుతాడా? ఆ తండ్రి కొడుకుని చంపాలని పెట్టిన బాధలు ఇన్నీ అన్నీ అనీ, యిలాటివీ, అలాటివీ అనీ చెప్పలేను. అన్ని రకాల చిత్రహింసచేసినా ప్రహ్లాదుడికి సిగ్గూనేనా వాడలేదు. నోరు హరినామోచ్చారణ మానలేదు. చివరికి హిరణ్యకశిపుడే నరసింహావతారుడైన హరి చేతిలో చిత్రహింసపాలయాడు.

ఇది జయవిజయులు రాక్షసులై పుట్టిచచ్చిన మొదటి జన్మ.

రెండోజన్మ కైకసి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులై పుట్టడం — వారిని హరి రఘువంశంలో కౌసల్యానందనుడై అవతరించి సంహరించాడు. అపూర్వపురుషుని పేరు రామచంద్రుడు. ఆ మహాత్ముని పరాక్రమ ప్రభావాలు కొంతకాలం మార్కండేయుడివల్ల మీకు తెలుస్తాయి. ఇక జయవిజయుల రాక్షసజన్మ మూడవది. మీ పినతల్లికి శిశుపాలుడు దంతవక్త్రుడు అని పుట్టారు వాళ్లు. పుట్టి, బుద్ధి తెలిసిన దగ్గర నుంచీ యీ శ్రీకృష్ణుని పేరెత్తితే మండిపడుతూ బద్ధవైరంతో నానావిధాలా ఎదిరిస్తూ హరి చక్రధారకి ఎరయై వాళ్లు పరమపదించారు. సనకాదుల శాపవిమోచనం అయిపోయింది. వాళ్లు

"రక్షించండి - తప్పు చేశాం - దాసులం - దండంతో మా తప్పు క్షమించండి" అని దీనంగా జయ విజయులు ఏడిచారు. వారి ఏడుపు విని మునులు జాలిపడ్డారు

హరిలో చేరిపోయారు. ఇప్పుడు శిశుపాలుడి వృత కళేబరంలోంచి వచ్చి హరిలోచేరిన తేజస్సు అది. వాళ్లు మళ్లీ హరి ద్వారపాలకులైపోయారు.

తెలిసిందా కథ అనావశ్యంగా? నీ సందేహం తీరిందా? అని అడిగాడు నారదుడు.

నారదా!

సందేహం కొంత ఒకవిధంగా తీరినట్లేగాని ఇంకోవిధంగా ఎక్కువయింది.

కొడుకు గుణవంతుడై, పదిమందిచేత ఉత్తముడనిపించుకుని కులానికి పేరుప్రతిష్ఠలు తెస్తే కోవాలని తండ్రి అనుకుంటాడు.

ప్రహ్లాదుడు గుణవంతులలో మేటి అనిపించుకుని, విష్ణుసేవాలోలుడై, ఇహపరసాధకుడై ఉండగా సంతోషించడానికి మారుగా తండ్రి హిరణ్యకశిపుడు శిక్షించడానికి కారణమేమిటి?

ఎప్పటికేనా యీ సంసారబంధం వదిలించుకోవాలంటే హరికథాగానం, హరిసేవ, హరినామ సంకీర్తనం ఇవేకదా సాధనాలు. అవి ఎన్ను వాడే ప్రహ్లాదుడికి పట్టుబడ్డాయంటే తండ్రి ఎంతో సంతోషించాలికదా! అంతదారుణంగా హరిభక్తాగ్రేసరుణ్ణి కొడుకుని హిరణ్యకశిపుడు చంపడానికి పూనుకోడం వింత. కనక ఆ నరహరి కథావిధం ఏమిటో చెప్పి సందేహం తీర్చు, అని ధర్మరాజన్నాడు.

అప్పుడిలా నారదుడు ప్రహ్లాద చరిత్ర చెప్పాడు:

హరి వరాహావతారుడై తన తమ్ముణ్ణి హిరణ్యాక్షుణ్ణి దారుణంగా వధించాడన్న దుర్వార్త హిరణ్యకశిపుడికి తెలిసింది. బలపరాక్రమాలలో దుర్నిరీక్ష్యుడైన తమ్ముడు చచ్చిపోయాడని శోకం, హరి చంపాడని రోషం కలగాపులగం అయాయి హిరణ్యకశిపుడి హృదయంలో.

ప్రళయకాల సముద్రంలాగా ఘూర్ణిల్లుతూ ఇల్లంతా చిందులు తొక్కాడు. అంతకంతకీ శోకం తగ్గి రోషం మితిమీరింది. పళ్లు పటపట కొరికాడు. కళ్లంట విస్ఫులింగాలు దొంతర దొంతరలుగా తుళ్లిపడ్డాయి. కనుబొమ్మలు ముడిపడ్డాయి. భయంకరంగా ఉన్న శూలం తీసుకున్నాడు. చరచరా సభామండపానికి వచ్చాడు. అప్పటి కప్పుడే త్రిమస్తక, త్రిలోచనులూ, శకుని శంబరులూ, నముచి శతబాహులు, హయగ్రీవుడు, పులోముడూ యీ వరసన పేరుగల దైత్య దానవ వీరులు సభలో నిలిచి ఉన్నారు. వాళ్లనిచూసి కుడికాలి మడమతో నేల దట్టించి శూలం తిప్పి హిరణ్యకశిపుడు రోషోదగ్రుడై ఉగ్రంగా ఇలా అన్నాడు:

ఏమయ్యా దైత్యదానవ వీరులు విన్నారా యీ ఘోరవార్త!

యుద్ధధర్మం తెలిసినవారిలో ఉత్తముడు, రణకోవిదుడు, దేవతాగణాలపాలిటి కాల మృత్యువు నా ప్రియసోదరుడు, మీకు బహిఃప్రాణం హిరణ్యాక్షుడు ఒక పందిచేత దారుణంగా మరణించాడట!

అవంది సామాన్యమైన పంది కాదట. ఎక్కడో వైకుంఠంలో ఉంటాడట. విష్ణువట. ఆ మాయావి ఎదురుగావచ్చి చంపలేక దొంగవేషం వేసుకుని వచ్చి మనవాణ్ణి చంపాడట. ఎంతవింత! ఎంత ఘోరం! మన హిరణ్యాక్షుడు చచ్చిపోవడమా! వైకుంఠుడు చంపడమా?

వనాలలో ఉండి ఏ మౌనులలోనో కాలంగడిపేవాణ్ణి ఎవడని పట్టుకోడం? ఎక్కడ ఉంటాడని తెలుసుకోడం? ఇప్పుడు పంది. ఇంకోవేళకి ఏమౌతాడో? వాడి తల్లిదండ్రీ ఎవరో, ఏ కులమో తెలియదు. ఆ అనామకుడు ఇంతలేసి పనులు చేస్తూ ఉంటాడంటే మనం చేతులు ముడుచుకుని కూర్చోడమేనా? మనకొంపకే చిచ్చుపెట్టాడే — వాణ్ణి ఎలా పట్టుకోడం! ఏమంటారు? అని గొంతుకదించాడు. వాడి పరివారం అందరూ ఒక్కమారు అరిచారు.

'ఎలాగైనా చక్రవర్తులు వాణ్ణి పట్టుకుని హతమార్చవలసిందే' — అని.

హిరణ్యాక్షుడు క్రోధంతో, ఆవేశంతో కొండంత పెరిగిపోయాడు. సింహనాదం చేశాడు. మీసాలందువ్వి భుజం చరుచుకుని,

సెబాస్! మంచిమాట అన్నారు. నాకు తగినవారు మీరు. అదీ మగతనం ఉన్నవాడి మాట. చూడండి! నా ప్రతిజ్ఞ వినండి.

యమదండానికి సాటివచ్చే నా భుజదండాలకి బెదిరిపోయి బలిమికి భయపడి ఆ వైకుంఠుడు సమరరంగంలో దూరిపోయినాసరే!

వూపిరిసలపక, అలిసిపోయి కొండతో ఢీకొట్టినట్టు నన్నెదిరించి నాతో పోరాడలేక వెన్నిచ్చి పారిపోయినాసరే,

ప్రచండమై, చండభానుని యెండనెలవేహించరాని నా ప్రతాపానికి తట్టుకోలేక భూమిలో దాగిపోయినాసరే,

ధైర్యంతో, స్థైర్యంతో, గాంభీర్యంతో అంభోరాశిలా మీదపడుతూన్న నా సంరంభానికి సహించి, క్రోధించి, నిలిచి పరుషంగా, పురుషత్వంతో హరిలా విజృంభించి నాతో దీటుగాపోరాడినాసరే, ఆ దొంగవేషగాణ్ణి వైకుంఠుణ్ణి యీ శూలానికి — ఇదుగో శూలికాలానికి సాటివచ్చే అఖిల ప్రళయాగ్నికీలా సదృశమైన యీ శూలానికి బలియిచ్చి వాడి కంఠంలోంచి కారే నెత్తురుతో నా తమ్ముడికి తర్పణం యిస్తాను. నా ప్రతాపానికి యీ రేడు లోకాలలో పతాకలెత్తిస్తాను. నా పౌరుషానికి వైకుంఠ విజయంతో ప్రభకట్టిస్తాను. నా తమ్ముడికి వీరస్వర్గంలో సమస్త దేవగణంచేత కాళ్లు పట్టిస్తాను. దైత్య దానవవంశ ప్రతిష్ఠకి వైకుంఠ వాసులచేత కీర్తనలు పాడిస్తాను. హిరణ్యకశిపు విజయచరిత్ర భార్గవ కవిశేఖరుడిచేత భువనవిజయ ప్రబంధంగా వ్రాయిస్తాను. వాణ్ణి పోనిస్తానా? యీదెబ్బతో చెట్టు సమూలంగా తెగిపడగానే కొమ్మల్లాగా ఆ యింద్రాదులంతా మన పాదాలకి 'పేరు పేరునా' దాసోహం చెప్పేట్టు చేస్తాను.

వెళ్లండి. మీరు విష్ణువుపేరు వినిపించేచోట హిరణ్యకశిపుని నామ ప్రతిష్ఠ చేయండి. లోకాలలో కొత్తమార్గాలు ప్రవేశపెట్టండి.

యజ్ఞాలూ, యాగాలూ, వేదాలు, వేదపాఠాలు, హోమాలు — కనిపిస్తే, వినిపిస్తే నామరూపాలు లేకుండా కాల్చిపారేయండి. మీ యిష్టం వచ్చినట్టు నాశనం చేసేయండి.

ఓ రాక్షస యోధులారా!

విష్ణువని యెవడో యెక్కడో ఉన్నాడని భ్రమపడకండి. యజ్ఞమే విష్ణువు, వేదమే విష్ణువు. వేదపాఠమే విష్ణువు. బ్రాహ్మణులు చేసే కర్మకాండ అంతా విష్ణువే. దేవతలకూ, ఋషులకూ, పితృదేవతలకూ, ధర్మానికీ, దానానికీ వాడే ఆధారం. కనక వాటిని ధ్వంసం చేస్తే వాడిని పట్టినట్టవుతుంది.

ఎక్కడ గోవులు, బ్రాహ్మణులు, వేదశబ్దం, వర్ణాశ్రమ ధర్మాలు సమృద్ధిగా, సక్రమంగా ఉంటాయో అక్కడ వాడు ఆ విష్ణువు మన బంధుహంత ఉంటాడట. వెళ్లండి. పాపం పుణ్యం అనే ఆ లోచన చెయ్యకండి. నేను చెప్పినదే పుణ్యం. నా వాక్కే వేదం. ఆయా స్థలాలు పట్టి గాలించి కాల్చిరండి. తల్చుకుంటే రాక్షస వీరులు లోకాలను తల్లకిందులా చేయగలరనే మాట నిలబెట్టండి. మీ నిర్వక్ర పరాక్రమ ప్రకటనకి ఇదే తగిన సమయం. కులగౌరవం నిలబెట్టండి. బంధుచింతా సముద్రంలోంచి బయటికి రండి. పొండి. యిదే నా ఆజ్ఞ!

అని వికృతంగా అట్టహాసం చేశాడు.

శంబరాదులు పోయిపోయి ఈ గాపుకేకలు వేస్తూ భూమిమీద అచ్చువిడిచిన ఆబోతుల్లా పడ్డారు.

పల్లెలు, పట్టణాలు, గుళ్లు, గోపురాలు సభాభవనాలు, చక్కనిచెట్లు, ఆశ్రమాలు, ఆవులు, బ్రాహ్మణులు, వేదకర్మలూ, రాక్షసవీరుల అఘాయిత్యానికి గురి అయాయి.

ఇళ్లు కాల్చడం, తోటలు విరిచి పోగుపెట్టడం, గుళ్లు పునాదులతో పెల్లగించడం, ఆవులకంఠాలు కరుక్కున కత్తులతో తెగనరకడం, సాధుజనులను బాధించడం నిమిషాలలో చేసేస్తున్నారు.

బ్రాహ్మణులను పట్టుకొని సిగలు కోసేసి, జందెములు తెంపి పారవేసి, వేదపాఠం చెప్పే అధ్యాపకుల కంఠాలు ఉత్తరించి, చదువుకునే విద్యార్థులను నదులలో పూడ్చి పెట్టి యజ్ఞాలలో మలమూత్రాలు నింపి కోలాహలంగా పట్టణాలమీద పడి నాలుగుదిక్కులూ నిప్పంటించి పసిపిల్లలాదిగా ప్రజని నిలువునా పట్టుకుని మంటల్లో కట్టిపడవేసి కాల్చిపారేశారు ... భూలోకం అంతా తలకిందులు చేశేశారు. గ్రామ పుర దేవాలయాశ్రమాలు బూడిద పెంటలైపోయాయి.

ఈ అకాల ప్రళయం చూసి దేవతలు ఇక తమపని ఏమవుతుందో అని తల్లడిల్లి అడవుల్లోకి పారిపోయారు. స్వర్గంకూడా వట్టిపోయింది రాక్షసుడాకి —.

పట్టరాని కోపంతో నోటికి వచ్చినట్టు రాక్షస వీరులకు కఠోరంగా ఆదేశం యిచ్చాడు హిరణ్యకశిపుడు. అంతలోనే తమ్ముడు జ్ఞాపకానికివచ్చి వలవలా యేడిచాడు. కొంతసేపు యేడిచి, చచ్చిన తమ్ముడికి తిలోదకాదులు యథావిధిగా యిచ్చాడు. వాడి కొడుకులు పాపం! తండ్రిలేని బిడ్డలై పోయారు. కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్నారు. వాళ్లని ఓదార్చి మరదళ్లని అందరినీ ఊరడించాడు. చిన్నకొడుకు సూకరాకారుడైన హరి చేతిలో మరణించాడని తెలిసి తల్లి దితి నిశ్చేష్టురాలై ఉండిపోయింది. తెలివివస్తే వాణ్ణి తలుచుకొని కుసిల్లిపోతూంది. పెద్దకొడుకు హిరణ్యకశిపుడు ఆమెని కూడా ఓదారుస్తూ,

అమ్మా!

బ్రహ్మవేత్తకి భార్యవు నువ్వు. నీకు తెలియనిది లేదు. ఎందుకు విచారిస్తావు? ఊరడిల్లు. ఎక్కడెక్కడినుంచో ప్రయాణంచేసి వచ్చే బాటసారులు చలివేంద్రానికి చేరుకుంటారు. అక్కడ బడలిక తీరినంతవరకూ ఉంటారు. ఏవో కష్టసుఖాలు చుట్టాల్లాగా మాటాడుకుంటారు. మళ్లీ ప్రయాణం సాగించి ఎవరి త్రోవని వాళ్లు వెళ్లిపోతారు. అలాగే సంసారానికి సంబంధించిన కొడుకులు, కోడళ్లు, చుట్టాలు, స్నేహితులు, వస్తారు పోతారు. ఒక్కచోట అంటి పెట్టుకుని కలకాలం ఉండడం జరగని పని అది. దానికోసం అయ్యో నా కొడుకు పోయాడా? అని విచారించడం అజ్ఞానం. అదికాక నీ కొడుకు అనామకపు చావు చచ్చి పోలేదమ్మా! శౌర్యం పందెముగా పెట్టి వీరస్వర్గానికి వెళ్లాడు. శూరశిఖామణి నీ చిన్నకొడుకు. జగదేకవీరుడు. వాడికోసం నువ్వు విచారించడం అనవసరం.

ఈ సందర్భంలో నీకు తెలిసినదే నేను జీవ రహస్యం చెబుతున్నాను విను.

ఈశ్వరుడు సర్వజ్ఞుడు. సర్వజీవులకూ ఆత్మ. ఆదిమధ్యాంత శూన్యుడు. సత్యపదార్థం యీశ్వరు డొక్కడే. అనంతములూ, అప్రమేయములూ అయిన లీలలతో భాసించే సర్వశక్తి సంపన్నుడు యీశ్వరుడు. తన కల్పితమైన మాయా ప్రవర్తనలో గుణాలు కల్పించి, తాను గుణసహితుడై లింగశరీరం ధరిస్తూ ఉంటాడు.

నీళ్లు కదులుతూ ఉంటే గట్టున ఉండి నీళ్లలో ప్రతిఫలిస్తూన్న చెట్లు కదులుతూన్నట్టే కనిపిస్తూ ఉంటాయి. కళ్లు తిరిగే స్వభావం కనక కదలని భూమి తిరుగుతూన్నట్టే కనిపిస్తుంది. అలాగే నిర్గుణుడై ఉండే తాను యీ లింగశరీరం ఆశ్రయించి కదిలే స్వభావం కల మనస్సులో కదులుతూ, ఉన్నట్టు కనిపిస్తాడు. కాని తాను ఎప్పుడూ కదలనివాడు. ఆత్మరూపంగా ఉండే ఆ యీశ్వరుడికి కదలిక, స్తంభన యిలాటి వికారాలు ఉండవు.

ఏ లక్షణాలూలేని వాడు యీశ్వరుడు. యిలా లింగశరీరంతో లక్షణాలు కలిగిఉంటూ కర్మ సంబంధంతో సంయోగ వియోగాలు పొందుతూ ఉంటాడు. జన్మ, మరణం, శోకం, వివేకం, అవివేకం, చింత, స్మరణం పలురకాలుగా ఉంటాయి. యీ విషయాన్ని విమర్శించి జ్ఞానులు ప్రేతబంధు యమ సంవాదం అనే ఇతిహాసం చెప్తారు. అది నీకు చెప్తున్నాను విను.

బాలవేషధారియై యముడుచెప్పిన సుయజ్ఞోపాఖ్యానం

ఉశీనరదేశంలో సుయజ్ఞుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి శత్రురాజులతో తీరని పగ కలిగి అది పెరిగి యుద్ధం సంభవించింది. ఆయుద్ధంలో సుయజ్ఞుడు దారుణంగా చచ్చిపోయాడు.

యుద్ధానికి వెళ్లినప్పుడు తొడుక్కున్న రత్నస్థగిత కనక కవచం జల్లెడలా తూట్లుపడి చిరిగిపోయింది. పెట్టుకున్న అమూల్యమైన నగలు పొడిపొడిగా రాలిపోయాయి. శత్రువులు ప్రయోగించిన బాణాలు నాటి వక్షస్థలం ముక్కముక్కలుగా చీలిపోయింది. నఖశిఖ పర్యంతం శరీరం తెగి రక్తం మడుగు కట్టింది. కళ్లు రెప్పపాటులేక కొయ్యకళ్లైపోయాయి. ముఖం కళావిహీనమై దుమ్ముపట్టిపోయింది. సుదీర్ఘమూ, సునీలమూ అయిన కేశపాశంవిడిపోయి, కొంత తెగిపోయింది. మరణించినా లోపలనించి వచ్చే రోషానికి పళ్ళు కింది పెదవిని ఇంకా నొక్కిపట్టే ఉన్నాయి. రెండు బాహువులూ సమూలంగా తెగిపోయాయి.

అలా చిత్రవధ పాలయిన ఆ రాజు కళేబరం చుట్టూ మూగి చుట్టాలు విలపించ నారంభించారు. రాజ పత్నులు మూర్ఛ భయించిన శోకంలా వచ్చి, ఆ ప్రేతాన్ని పట్టుకొని

కొప్పులు విడిపోయి, పాదాలు తెగి, గుండెలు బాదుకొంటూ

హా నాథా!

మా బ్రతుకు నడిసముద్రంలో విడిచేసి వెళ్లిపోయావా? మాగతి యేమిటి? యీ దుర్భర జీవితం ఎన్నాళ్లు మాకు? అసహ్యమైన యీ వైధవ్య వ్యసనం భరిస్తూ యీ మొండికట్టెలను యెంతకాలం యీడవడం ప్రభూ! అని యేడవనారంభించారు. వాళ్ల దుఃఖం నిజంగా వర్ణించడానికి నోరురాదు. భర్త పాదాలమీదపడి యేడుస్తూన్న రాజకాంతలు శోక దేవతల్లా కనిపించారు.

అయ్యో!

ఉశీనరదేశం ప్రజ కింకగతి యేమిటి నాథా? ఆ కట్టుడి బ్రహ్మకి ఎంత కనికరం లేకపోయింది. యింతమందిని నిన్ను పూతకరగా ఏర్పాటుచేసి యింతలోనే పెరికి పారవేశాడే? ఎంతదారుణం!

నాథా!

దిక్కులేక యేడుస్తూ ఒక్కమొగాలతో ఉన్న యీ పిల్లల కింక దిక్కెవరు? నీకోసం పలవిస్తూన్న యీ సోదరులూ, స్నేహితులూ, కొడుకులూ చూసి ఓదార్చేవారెవరున్నారు? లేచిరావా? నాథా!

మాపై నీ కింత కటికి గుండె కలగడం ఆశ్చర్యంకాదా! యిందరిని విడిచిపెట్టి నీ దారిని నీవు వెళ్లిపోవడం న్యాయమేనా? ఇది పతిధర్మమేనా? రాజధర్మమేనా? రావా? మా యేడుపు వినవా? మేము నిన్ను విడిచి యీ పాడులోకంలో బ్రతకగలమా? నీతో ఉన్నవాళ్లం. మాకు నీవేకదా ఆధారం! నీవు లేని యీ లోకం మా కెందుకు? మేమూ నీతో వస్తాం, — అదిగో అక్కడే చితిపెట్టుకుని అగ్నిదేవుణ్ణి ప్రార్థించి నీ వున్న చోటికి చేర్చవలసిందని వేడుకుంటాము. ఆడుకుయ్యి విని ఆ దేవుడికేనా గుండె కరగదా? అని నానావిధాలా యేడుస్తున్నారు.

సూర్యాస్తమానం అయిపోయింది. ఆ రాజుకి సంబంధించిన వాళ్లందరూ మూకమూకలుగా ఆ శవం దగ్గర కూర్చుని బిక్కచచ్చి యేడుస్తున్నారు.

అంతలో యముడు బ్రాహ్మణ బాలక వేషధారియై అక్కడికి వచ్చి ఆ రాజబంధువులను చూసి

ఎందుకు మీ రందరూ యిలా శవం దగ్గర కూర్చుండి ఏడుస్తున్నారు? వింతగా ఉందే. అంతంత వయస్సులో ఉన్నవాళ్లు, ఆ మాత్రం చావు పుట్టువుల స్వభావం తెలియకుండా ఉన్నారా?

చూడండి యిటు చూడండి. నా మాటలు వినండి.

దేహి పుట్టుతూ ఉండడం, కాలం పిస్తే చస్తూ ఉండడం సర్వ సామాన్యంగా ఉండేదేకదా! పుట్టిన వాళ్లు చావకుండా ఉట్టి కట్టుకుని పుట్టిన యింట్లో వేళ్లాడుతూ ఉంటారా? మీకు మాత్రం, నేడో రేపో ఇంకొకప్పుడో చావు రాదా? ఆయువు మూడి వెళ్లిపోయినవాడి కోసం యిలా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏముంది? మీ యేడుపు విని వెళ్లిపోయిన జీవి మళ్లీవస్తాడా? ఎందుకీ కంఠ శోష! ఎక్కడినించి యిక్కడికి వచ్చాడో తనకాలం అనుసరించి మళ్లీ అక్కడికి వెళ్లిపోవడం ప్రాణి స్వభావం.

చూడండి. మాలాటి బాలకులం. తల్లీ తండ్రీ చనిపోయి అడవులలో ఏ ఘాతుకమృగాల బాధా పడకుండా బ్రతుకుతున్నాం. మా కెవరు దిక్కు? తల్లి కడుపులో ఉన్నప్పుడు పోషించిన మహానుభావుడే యిప్పుడూ మా పోషకుడు.

ప్రాణులను సృష్టిస్తూ, రక్షిస్తూ, సంహరిస్తూ ఉండే మహాప్రభువు ఈశ్వరుడే అన్నింటికీ కర్త అధికారిన్నీ.

దారిలో పోతూన్నప్పుడు ధనం పోయిందనుకోండి. దైవం అనుకూలంగా ఉంటే అది ఎవడికీ కనిపించదు. పోగొట్టుకున్నవాడికే దొరుకుతుంది. దైవం వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానిని ఎంత కట్టుదిట్టంగా ఇంట్లో ఏ మూలనో ఉంచి కాపాడుతూన్నా తెలియకుండానే పోతుంది. అలాగే ఏ దిక్కూ లేకుండా సంరక్షకులు లేకుండా ఉండేవాడు అడవిలోనైనా హాయిగా ఉంటాడు. నలువైపులా ఎంత బలగం కాపున్నా యింట్లో ఉన్నవాడు ఇట్టే చచ్చి వూరుకుంటాడు.

ప్రకృతి మాయా రూపం. గుణాలు దాని బంట్లు. వాటితో ఏర్పడుతూన్న దేహంలో ఈశ్వరుడు ఉంటున్నా ఉండనివాడే. యీ జీవులన్నీ కాలానికి కబళం అయేవే. నశించని పదార్థం ఆ బ్రహ్మ పదార్థం ఒక్కటే.

పంచ భూతాలతో నిర్మితమైన యీ దేహం ఒక యిల్లు. పురుషుడు యీ యింట్లో పూర్వ కర్మల ననుసరించి తిరుగుతూ ఉంటాడు. పెరుగుతూ ఉంటాడు. కర్మచ్ఛేదం కాగానే దీనిలోంచి వెళ్లిపోతాడు. అప్పుడు యీ దేహం దీపంలేని చీకటి కోణం. నశించి పోయేది యీ దేహంగాని ఆ పురుషుడు కాడు. అయితే యీ దేహాలకూ, దీనిలో ఉండే పురుషుడికీ కనిపించని ఏకైక పదార్థం ఎవరికీ గోచరంకాదు. అయితే యీ పురుషుడి ప్రవర్తన ఎలాటిదో తెలుసునా?

కర్రల్లో ఉండే అగ్ని, శరీరాలలో ఉండే గాలి, అంతట వ్యాపించి ఉండే ఆకాశం ఆ యా ఆశ్రయాలకి వేరుగా ఉంటున్నట్టే దేహేంద్రియాలను ఆశ్రయించి ఉండే జీవుడు దేహానికి అంటి పెట్టుకుని ఉండేవాడు కాడు. తాను ఎప్పుడూ వేరుగానే ఉంటాడు.

యిదీ జీవ రహస్యం!

పడుకున్నవాణ్ణి లేపినట్టు యీ రాజుని లేపుదామనుకుంటున్నారా? ఎంత వెర్రివాళ్లు మీరు! మీతో యిన్నాళ్లూ మాటాడుతూ, మీరు చెప్పేదంతా వింటూ, కలిసి తిరుగుతూ ఉండేవాడు ఎప్పుడో వెళ్లిపోయాడు.

ప్రాణరూపంగా ఉండే గాలి పలికేదికాదు, వినేదికాదు. దేహానికి వేరై, తాను ప్రధానుడై, యింద్రియాలను ఆశ్రయించి ఉండే జీవుడు పంచభూతాలతో, ఇంద్రియాలతో లింగదేహాన్ని పట్టుకుని ఉంటాడు. సమయం రాగానే వీటిని విడిచి వెళ్లిపోతాడు. వీటికి ఏవిధంగానూ సంబంధం లేనివాడు ప్రభువు ఒకడు ఈ నాటకం అంతా ఆడిస్తూ ఉంటాడు మాయచేత. కనక మీరీ నిర్జీవమైన కళేబరాన్ని పట్టుకొని ఎంత యేడిచినా ప్రయోజనం శూన్యం. ఇదంతా అరణ్య రోదనం!

ఆత్మ యెంతవరకు దేహాన్ని ఆశ్రయించి ఉంటుందో అంతవరకూ కర్మసంబంధం ఉందన్న మాట. అది తెగిపోగానే ఆత్మ వేరైపోతుంది. దేహం నిస్సారం అయిపోతుంది. కనక మీరు మాయానాటకం తెలుసుకుని విచారించడం అవివేకం.

మాయాగుణాల ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించేవారు స్నేహితులు, తల్లులు, తండ్రులు, కొడుకులు, కూతుళ్లు, ఆశ్రితులు, భార్యలు, బంధువులు, ఇల్లు, భూమి, తోట, దొడ్డి యిదంతా నాది, నావాళ్లు అని అనుకుంటూ ఇదే శాశ్వతమని—వెర్రి నమ్మకంతో కాలం వెళ్లిస్తూ ఉంటారు.

కలలో చూసిన వస్తువులు తెలివి వచ్చాక వస్తాయని నమ్మకోడం అజ్ఞానం కాదూ! ఇదంతా కర్మయోగాన్నిపట్టి వచ్చే బంధం. అది తెగిపోతే దేనికీ ఏదీ లేదు.

మాయాగుణ ప్రపంచం స్వభావం తెలిసిన బుద్ధిమంతులు నిత్యము, అనిత్యము అయి ఉండే వాటికోసం, సుఖదుఃఖాలను లక్ష్య పెట్టరు.

తత్త్వజ్ఞానం లేనివాళ్లే కలిసి ఉండడంవల్ల వచ్చే సుఖానికీ, యెడబాటువల్ల వచ్చే దుఃఖానికీ వశులయి ఉంటారు.

దీనికి ఒక చిన్నకథ చెప్తాను వినండి.

ఒక పెద్ద అడవి. ఆ అడవిలో పక్షులపాలిటి కాలయముడులా ఒక యెరుకలవా డున్నాడు. వాడు ఒకనాడు తెలతెలవారుతూండగా లేచి వేటకి వెళ్లాడు. వలలు, ఉరులు, జిగురు కండెలు, విల్లు, కోలలు, చిక్కం పట్టుకుని వేటాడడం మొదలెట్టాడు.

పొదల చాటుగా ఉరులు పన్ని, వాటిలో పడే పక్షుల రెక్కలు విరిచి చిక్కంలో వేసుకుంటూ నానా పక్షుల్నీ నిర్దాక్షిణ్యంగా చంపడం ఆరంభించాడు. చేతికందిన పక్షి, అందని పక్షి అని లేదు. కిందికి వచ్చినవి ఉరులలో పడిపోతున్నాయి. పైకెగురుతూన్నవి కోలలకి పడిపోతున్నాయి.

అలా పక్షిసంహారం చేస్తూ వెళుతున్నాడు. ఒకచోట అడవి పిచ్చుకల జంట కనిపించింది. చటుక్కున ఉరివేసి ఆడపిచ్చుకను పట్టుకుని తన చిక్కంలో వేసుకున్నాడు. మగది దొరకలేదు. పైన కొమ్మమీద ఉండి వాణ్ణి చూసి ఏడుస్తూ ఆడపక్షిని ఉద్దేశించి యిలా అన్నది.

అయ్యో!

ప్రియురాలా! పాపపు దైవం కంటికి మన బ్రతుకు ఇంత బరువై పోయిందా? అడవిలో దొరికిన దానితో పొట్టనింపుకుంటూ, ఏ జీవికీ ఏలాటి అపకారం చెయ్యక, మన బ్రతుకు మనం చూసుకుంటూంటే యీ కిరాతకుడు మనపాలిటి యముడైపోయాడు. వీడిచేతిలో చావు రాశాడా బ్రహ్మ మన నొసటిమీద?....

మనం యిద్దరం ఒక్కమారే యీ కిరాతకుడి చేతిలో పడిచస్తే సుఖమవ్వేదికదా! మన జంటని విడదీసి నిన్ను వాడికి అప్పగించి నన్ను ఇలా మొరడులాగా వదిలేశాడు ఆ పాపపుదైవం. ఏమని ఏడిచేది?

అన్నన్నా!

మన పిల్లలు నెత్తురు కందులు. వాటి ఒంటిమీద ఇంకా రోమం సరిగా తొడగలేదే. రెక్కలు వచ్చిఉంటే ఎక్కడికో ఎగిరిపోతూ వాటి కడుపు మంట చల్లార్చుకో గలిగేవి. అందుకి శక్తి లేదు. గూటిలోంచి కదిలేదశలో లేవు. వాటికి తిండి పెట్టేవా రెవళ్లు? అదిగో మా అమ్మ వస్తూంది అని గూటిలోంచి మెల్లగా మెడలెత్తి నీకోసం నిక్కినిక్కి చూస్తున్నాయి. వాటిని నేను ఎలా పెంచేది? వాటికి ఏ తల్లిని చూపించేది? తల్లిలేని పిల్లల్ని ఎంత సమర్థుడైనా తండ్రి పోషించలేడు. పోషించినా ఏవో లోటు ఉంటూనే ఉంటుంది. ఇక ఆతల్లిలేని పిల్లలగతి యేమిటో? అని దీనంగా అరుస్తూన్న మగపిచ్చుకను చూసి ఆ యెరుకులవాడు కోలతో పడగొట్టి చిక్కంలో వేసుకునిపోయాడు.

చూశారా! పెంటే చచ్చిపోయింది. తాను బ్రతికి ఉన్నాను. ఈ రెక్కలురాని పిల్లలని ఎలా సాకడం అని ఏడిచిన మగపిచ్చుక మరుక్షణంలో చచ్చివూరుకుంది. అంటే యేమన్న మాట. ముందూ, వెనకా గానీ అన్ని ప్రాణులూ కాలానికి బలికావలసిందే. ఆ పిల్లలగతీ అంతే అవుతుంది కాలాంతరంలో —

(సశేషం)

శ్రీమదాంధ్ర మహాభాగవతం

రచన శ్రీ యామిజాల పద్మనాభస్వామి...



ప్రతివారూ దుస్తులు హాయిగా ఉండాలనే కోర్తారు

పెనామా బనియన్లు

పెనామా హొజైరీస్
తిరుప్పూర్

హైస్కూలు 1, 2, 3, ఫారముల విద్యార్థులారా
పెద్ద పరీక్షలు సమీపించు చున్నవి.
మీ ఫారము

యస్. ఆర్. గైడ్

కొని చదవండి

1.వ ఫారము. 3:50
11.వ ఫారము. 3:50
111.వ ఫారము. 4:50

శ్రీ రామా అండ్ కో
చీరాల

బ్ర॥ శ్రీ॥ మధిర సుబ్బన్న దీక్షితకవి ప్రణీత.

కాశీ మజిలీ కథలు

మొదటినుండి 12 భాగములు

కాలంబరి సహితము ప్రచురింపబడినవి. ఒక్కొక్క భాగము రు. 4/— కాదంబరి రు.2/—

వివరములకు:

మధిర శివరామకృష్ణశాస్త్రి

పుల్లితోటవీధి, రాజమండ్రి.

తెలుగు సీమ

ఆంధ్రుల సముజ్జ్వల జాతీయ వారపత్రిక

ఉగాది (మార్చి 17)కి సర్వాంగ సుందరంగా తయారయి, ఆంధ్రుల కరకమలాల సంతరించనున్నది. ఏజెంట్లు తమ కమీషన్ 25 శాతము మినహాయించుకొని, ప్రైకం పంపాలి. ఈ సంచికవెల 15 న. పైసలు. వివరాలకు మేనేజరు, తెలుగుసీమ, గుంటూరు—1 అని వ్రాయవలెను.

ATLAS WEIGHING MACHINES

Railway Wagons, Lorries & Cart, Weighbridges, to last years of continuous service.



Makers: THE INDIA MACHINERY CO. LTD.
DASSNAGAR-HOWRAH CALCUTTA

సేల్సు అండ్ సర్వీస్
ఐ. ఏ. ఇ. సి. (హైదరాబాద్)
లిమిటెడ్
గన్‌ఫౌండ్రీ, హైదరాబాద్ ఏ.పి.



No Licence needed

American model REVOLVER

దొంగలనుండి అడవిమృగాలనుండి మిమ్ము మీరు కాపాడు కొనండి. విందులకు, ప్రయాణాలకు, డ్రామాలకు, ఉపయోగకారి. ఆటోమాటిక్ ఆరు తోటాలు. తేలికబరువు, కండ్లు మిరుమిట్లు కొలిపే రవ్వలు, ఆపాయము నుండి మిమ్ము కాపాడును.

నం	777	888	999
ధర	రు. 6/-	రు. 8/	రు. 13/

25 తోటాలు ఉచితం — అదనంగా 100 తోటాలు రు. 3/— తోలుకేసు రు. 4/ లైసెన్సు అవసరంలేదు పోస్టేజి రు. 2/— ఒకేసారి 2 రివాల్వర్లకు ఆర్డరు స్తే, పోస్టేజి ప్యాకింగ్, ఉచితం.

AMERICAN TRADERS
P.B. No. 4081 Bombay-7

నేడే చూడండి!

అంతర్జాతీయ మల్లయుద్ధ పోటీలు

విజయవాడ గాంధీనగరం-జింఖానాక్లబ్ ఆవరణలో

నేటి సాయంత్రం 6-30 గం॥ లకు



కింగ్ కాంగ్

కింగ్ కాంగ్ (ఛాంపియన్ ఆఫ్ ఓరియంట్) X అజిత్ సింగ్ (ఇండియా రైజింగ్‌స్టార్)

ఈ మానవ పర్వతాలుల పోట్లాటలు తప్పక చూడండి.

మెహరుద్దీన్ (ఇస్లాం ఛాంపియన్) X జగ్గా జెట్టి (పంజాబ్)

పాకిస్థాన్ మొ. దేశాలలో ఛాలెంజీచేసిన పాకిస్థాన్ మల్లయోధుడు. సయ్యద్‌షఫీషా X P. K. కుమార్ దక్షిణ భారతదేశంలో మల్లయుద్ధ పోటీలలో ప్రథమ వీరుడుగా పేరొందిన

నేటి ఉదయం 9 గం॥ నుండి జింఖానా క్లబ్ స్టేడియం ఆఫీసులో టిక్కెట్లు దొరకును.

రేట్లు:—రు. 10, 5, 2-50, 1-50.

అజిత్ సింగ్





తెలుగు పాటలు తాత్పర్యంగల పుస్తకం వెల 15 న. పై.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah. N. V. K. R.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808464

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార వియుక్తులను ఏజంట్లను గతి (వతేశాంతో గు. కె.		పోస్టుద్వారా గు. కె.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

"సౌహార్ద న్యాయస్థానాలు"

పాట్నా, ఫిబ్రవరి 18:— భార్యాభర్తల తగవులాటలు, ఆస్తి పంపకాల వివాదాలు మొదలయిన కుటుంబ వ్యవహారాలను పరిష్కరించుకొనడానికి వీలుగా జపాన్‌లో వలె మనదేశంలో కూడా "సౌహార్ద న్యాయస్థానాల"ను స్థాపించాలని భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ బి. పి. సిన్హా నేడిక్కడ రోటరీక్లబ్బులో ప్రసంగిస్తూ సూచించారు. ఈ పద్ధతి వలన వృధాకాలవ్యయం, ధనవ్యయం తప్పిపోగలదనీ, వైరాలు పెరగకుండా సామరస్యంతో వివాదాలు పరిష్కారం కాగలవనీ ఆయన తెలియజేశారు. గత అక్టోబరులో తాను జపాన్ సందర్శించిన సందర్భంలో గమనించిన విశేషాలను ఆయన ముచ్చటించారు.

సంపుటి: 26 సంచిక: 49 ★ విజయవాడ 20-2-1961 సోమవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

మూకవృష్టిగా లుముంబా అనుయాయుల నిర్మూలనకు కుట్ర?

లియోపాల్డ్‌విల్లీనుంచి మూడు విమానాలలో కాసైరాష్ట్రానికి ఖైదీల తరలింపు జరిగినట్టు వార్త

—:x:—

తన అధీనంలో వున్న నిర్బంధితులపట్ల దయాదాక్షిణ్యాలతో వ్యవహరించాలని కలోంజీకి శ్రీ రాజేశ్వరదయాళ్ లేఖ

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 19:—

లుముంబా అనుకూలురైన ఖైదీలను పెక్కుమందిని, లుముంబా అగర్వశత్రువు దక్షిణ కాసై రాష్ట్రాధ్యక్షుడుఅయిన ఆల్బర్టు కలోంజీకి అప్పగించడంకోసం, లియోపాల్డ్‌విల్లీ అధికారులు నేడు మూడు విమానాలద్వారా, బక్వాంగాకు తీసుకువచ్చినట్లు విశ్వసనీయంగా తెలియవస్తున్నది. లుముంబా అనుయాయుల నందరిని పూర్తిగా రాజకీయంగా మట్టుపెట్టి మూకఉమ్మడి హత్యచేయడానికి ఈ చర్య నాంది కాగలదేమోనని, కాంగోలోని మిత్రరాజ్యసమితి సామరస్యసంఘ సభ్యులు భయపడుతున్నారు.

కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్, దక్షిణ కాసై ప్రెసిడెంటు కలోన్జీకి తీవ్ర పదజాలంతో నేడొక లేఖ వ్రాస్తూ తన అధీనంలోవున్న ఖైదీలను మానవతా దృష్టితో చూడవలసినదిగా కలోన్జీని హెచ్చరించారు.

కాంగోలో అంతర్యుద్ధం విస్తరించకుండా అరికట్టడానికై కర్నల్ మొబుటూ, జనరల్ లుండులా మధ్య సమావేశం ఏర్పాటుచేయాలని సమితి ప్రయత్నిస్తున్నది.

స్టాన్లీవిల్లీ దేశీయ వ్యవహారాల మంత్రి క్రిస్టోఫీగినీ, బుకావోకు రానున్న సందర్భంలో ఆయనను అరెస్టు చేయవలసినదిగా, కషామురా, ఉత్తర్వులు జారీచేసినట్లు కూడా తెలియవస్తున్నది. కాని క్రిస్టోఫీగినీ, సమితి నైజీరియా సైనికుల ఆశ్రయం సంపాదించ గలిగారు.

స్టాన్లీవిల్లీ ప్రభుత్వాధినేతగా గిజెంగాను కొన్ని ఆఫ్రో — ఆసియా దేశాలు గుర్తించినప్పటికీ, ఆయన, తన అధికారాన్ని నిలబెట్టుకొనడానికి తీవ్ర సంఘర్షణను ఎదుర్కొనవలసి వస్తుందని లియోపాల్డ్‌విల్లీలోని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రజలు ప్రశాంతంగా వుండాలని, స్టాన్లీవిల్లీ అధికారులు, జనరల్ విక్టర్ లుండులాలు, పదే పదే విజ్ఞప్తి కావించారు.

జనరల్ మొబుటూ, సైనికులు, ఒరియంటేల్ రాష్ట్ర సరిహద్దులనుదాటి, లోపలికు చొచ్చుకు రాగలిగినట్లయితే, ఆ రాష్ట్రంలో వున్న లుముంబా అనుకూల సైనికదళాలు, మొబుటూ పక్షంవైపు తిరిగిపోయే అవకాశం లేకపోలేదని కొందరు వూహాగానం చేస్తున్నారు.

ఓరియంటేల్, ఈక్వెటార్ రాష్ట్రాల సరిహద్దులలో బుంబావద్ద జనరల్ మొబుటూ సైనికులు పెయ్యిమందికిపైగా, మోహరించి వున్నట్లు తెలియవస్తున్నది.

జనరల్ మొబుటూ నిన్ననే అక్కడనుంచి లియోపాల్డ్‌విల్లీకి తిరిగివచ్చాడు.

పరిస్థితులు తనకు ఎదురుతిరిగి నట్లయితే, జనరల్ లుండులా, తన వైఖరిని మార్చుకొని, జనరల్ మొబుటూతో ఒక ఒడంబడికకు రాగలడని కొందరు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

ఓరియంటేల్ రాష్ట్రంలోని లుముంబావాదను చర సైనికులకు వేతనాలు సరిగా అందక పోవడం వల్ల అసంతృప్తి చెందుతున్నారనే పుకార్లు కూడా వ్యాపించాయి.

లియోపాల్డ్‌విల్లీలో, మిత్రరాజ్యసమితి సామరస్య సంఘం తన పనిని తాను ముగించుకొని పూర్తి చేసింది. సమితి సామరస్య సంఘం తన తాత్కాలిక నివేదికను న్యూయార్క్‌కు పంపించింది. కాంగో పార్లమెంటును వెన్వెంటనే సమావేశ పరచాలని, కాంగోలోని నాయకుల శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే దీనికి నూతనలియోపాల్డ్‌విల్లీ ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని, సామరస్య సంఘం తన తాత్కాలిక నివేదికలో సిఫారసు చేసిందని చూచాయగా తెలియ వస్తున్నది.

సైనికులకు రాజకీయాలతో జోక్యంలేకుండా చేయాలని, సైనిక చర్యలన్నింటిని ఆపివేయాలని, రాజకీయ ఖైదీలనందరిని విడుదల చేయాలని, మిత్రరాజ్యసమితితో సంబంధంలేకుండా ఇతరదేశాలు కావించే సహాయాన్ని నిలుపు రించాలని కూడా సమితి సామరస్యసంఘం తన నివేదికలో సిఫారసు చేసినదని తెలియ వస్తున్నది.

(మిగతా 3 వ పేజీలో)

రష్యా ఉపప్రధానికి శ్రీ నెహ్రూ ఆహ్వానం

మాస్కో, ఫిబ్రవరి 19:— సోవియెట్ యూనియన్ మొదటి ఉపప్రధాని శ్రీ అలెక్సికోసిగిన్ భారతప్రధాని శ్రీ నెహ్రూ ఆహ్వానంపై నేడు మాస్కోనుంచి బయలుదేరి వెళ్లారని సోవియట్ వార్తాసంస్థ టాస్ ప్రకటించింది.

లుముంబా అనుచరులలో విభేదాలు

కషురాష్ట్రాధికారి అరెస్టుకు ప్రయత్నం

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 19:— ఒకవైపు లుముంబా అనుచరులలో విభేదాలు తలెత్తు తుండగా, పాట్రిస్‌లుముంబా భార్య శ్రీమతిపాలైన్ లుముంబా నిన్ననే స్టాన్లీవిల్లీ నగరాన్ని చేరుకున్నది. లుముంబాసతితోపాటు, సరి 41 మందినిమితి విమానంలో నిన్ననే చేరారు. వీరిలో లుముంబాతో హత్యచేయబడిన ఎంపోలో, ఒకిటో అనుచరుల బంధువులు కూడా ఉన్నారు.

కివూ రాష్ట్రంపై ఆధిపత్యం సంపాదించిన షమూరునుస్టాన్లీవిల్లీ సైనికులు నిర్బంధించడానికి చేసిన ప్రయత్నం విఫలమయింది. బుకావు నగరంనుండి రోడ్డుమీద సైనికులు నిర్బంధించి తీసికొని వచ్చే సమయంలో, దారిలో కొంతమంది కివూ సైనికులు అడ్డగించి కషామురాను విడిపించారట.

లుముంబా హత్యపై పూర్తి విచారణ జరపాలి

—:x:—

కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ తీర్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:—

కాంగోమాజీప్రధాని పాట్రిస్ లుముంబా,ఆయనఅనుచరుల దారుణ హత్యాకాండపై సమగ్రమైన నిష్పాక్షిక విచారణ జరపాలని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నేడు తీర్మానించింది.

కాంగోలోని స్థానిక సైన్యాలను వెంటనే నిరాయుధంచేసి, పూర్తి అదుపులో పెట్టాలని తీర్మానంలో కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ స్పష్టం చేసింది.

కాంగోపై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి అనుగుణమైన తీర్మానాన్ని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నేడు ఆమోదించింది.

కాంగోలో దౌర్జన్య చర్యలు, అంతర్యుద్ధం జరగకుండా సత్వర చర్యలను తీసుకోవాలని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సూచించింది.

కాంగ్రెసు వర్కింగుకమిటీ తన తీర్మానంలో ఈ క్రింది సూచనలుచేసింది:

1. పాట్రిస్ లుముంబా, ఆయన అనుచరుల హత్యగురించి సమగ్రమైన నిష్పక్షికమైన విచారణ జరపాలి.

2. స్థానిక సైన్యాలను నిరాయుధంచేసి అదుపులో పెట్టాలి.

3. విదేశ సైనికులను, సలహాదార్లను ముఖ్యంగా బెల్జియమ్ సైన్యాధికారులను కాంగోనుండి ఉపసంహరించుకొనేట్లు చేయాలి.

4. కాంగో పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. సమావేశంలో పాల్గొనే సభ్యులకు పూర్తిరక్షణ యివ్వాలి.

5. పైసూచనలను అమలులో పెట్టడానికి అవసరమయితే బలప్రయోగానికి పూనుకొనడానికికూడాసమితికిసంపూర్ణాధికారాలను యివ్వాలి.

కాంగోలో అత్యంత తీవ్రపరిస్థితి ఏర్పడిందని, దీనితో మొత్తం కాంగోకు, ప్రపంచ శాంతికి ప్రమాదం కలిగే సూచన లున్నవని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ హెచ్చరించింది.

బాబూజి



"వైనాపట్ల మన ప్రభుత్వ విధానంలో ఏదో లోపం వుండివుండాలని తోస్తోంది—లేకపోతే దానిని కమ్యూనిస్టులు ఎందుకు సమర్థిస్తారు ?"

ప్రార్థన సమయంలో లుముంబా కాల్చివేత

ఎన్‌క్రుమా ప్రకటన

అక్రా, ఫిబ్రవరి 19:— కాంగో తొలి ప్రధాని పాట్రిస్ లుముంబాను, ఒక నెలరోజుల క్రితం ఒక బెల్జియన్ సైనికాధికారి కాల్చి చంపినట్లుగా, తమకు సమాచారం అందినదని, లుముంబా చేతులుమోడ్చి మోకరిల్లి దైవప్రార్థన చేసుకుంటున్న సమయంలో, ఈ బెల్జియన్ ఆఫీసర్ ఆయనను కాల్చివేశాడని, ఘనా ప్రెసిడెంటుఎన్‌క్రుమా,నేడిక్కడప్రకటించారు.



సానుభూతి

సోషలిస్ట్ లక్ష్యంలో పూర్తి విశ్వాసం వున్నవారికే పార్టీటికెట్లు

—:x:—

వచ్చే జనరల్ ఎన్నికలలో అభ్యర్థుల నియామకంపై వర్కింగ్ కమిటీ నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:—

వచ్చే జనరల్ ఎన్నికలలో, భూ సంస్కరణలు, సహకార వ్యవసాయం, సోషలిజం మొదలైన కాంగ్రెస్ లక్ష్యాలలో సచేతన విశ్వాసంగల అభ్యర్థులకు మాత్రమే పార్టీ టికెట్లు ఇవ్వవలెనని కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ నిన్న నిర్ణయించింది.

బడ్జెట్ సమావేశం పూర్తిఅయ్యేటంతవరకు గణతంత్ర పరిషత్తుతో సహకరించి మిశ్రమ మంత్రివర్గాన్ని కొనసాగించవలసిందిగా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎన్. సంజీవరెడ్డి ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ హరికృష్ణమెహతాబ్‌ను ఆదేశించారు.

కొత్తగా ఎన్నుకొబడిన కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిన్న మధ్యాహ్నం తొలిసమావేశంలో ఇటీవల ఒరిస్సా పరిణామాలపై చర్యజరిపినమీదట శ్రీ సంజీవరెడ్డి పై ఆదేశాన్ని ఒరిస్సా ముఖ్యమంత్రికి అందజేశారు.

కేంద్ర పార్లమెంటరీబోర్డు నిన్న మధ్యాహ్నం సమావేశంలో శ్రీ హరికృష్ణమెహతాబ్ రాజీనామా సమస్యను చర్చించినది. ప్రస్తుతానికి రాష్ట్రంలో మిశ్రమ మంత్రివర్గాన్ని సాగించటమే వాంఛనీయమని సమావేశం చర్చలఅనంతరం నిర్ణయించింది. ఒరిస్సా మంత్రివర్గ సమస్య విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తీర్మానంలో అన్నివిషయాలు విస్పష్టంగా తెలుపబడినవని, ప్రస్తుత బడ్జెట్ సమావేశం పూర్తిఅయ్యేవరకు మిశ్రమ మంత్రివర్గాన్ని కొనసాగించటమే సముచితమని భావిస్తున్నామని ఒక అధిష్టానవర్గ ప్రతినిధి పత్రికా విలేఖరులతో చెప్పారు. ఒరిస్సా ప్రదేశ్ కాంగ్రెసు కొత్త అధ్యక్షుడు శ్రీ బి.ఎన్. పట్నాయక్ నిన్న ప్రధాని నెహ్రూను కలుసుకుని రాష్ట్ర మంత్రివర్గ వ్యవహారాలను చర్చించారు.

అభ్యర్థుల నియామకంపట్ల క్రొత్త సూత్రాలు

ఈసారి జనరల్ ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థులను ఎన్నుకునే సందర్భంలో సోషలిజంలో సచేతనమైన విశ్వాసంగల అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యం యివ్వబడుతుంది.

పార్టీ టిక్కెట్లకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తులు పెట్టుకునే కాంగ్రెసు అభ్యర్థులు భూసంస్కరణ, సహకార వ్యవసాయం, సాంఘిక ఆర్థికాస్వయము, తదితర లక్ష్యాలలో విశ్వాసం కలవారై వుండాలి. కుల, మత, వర్గ పక్షపాత రాహిత్యం, అస్పృశ్యతా వ్యతిరేకత, మద్య నిషేధ కార్యక్రమాలపట్ల విశ్వాసం, మొదలైన విషయాలుకూడా అభ్యర్థుల నియామకం సందర్భంలో పరిగణింపబడుతాయి.

ఎన్నికల ఉపసంఘంలో సభ్యులుగావున్న శ్రీ డేబర్, శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి, శ్రీ జగజీవన్‌రాం,పార్టీ టిక్కెట్లపంపిణీవిషయంలో కాంగ్రెసులోని అన్ని అంతస్తులవారికీ ఆమోదయోగ్యంగా వుండేవిధంగా ఒక విస్తృతమైన పథకాన్ని రూపొందించారు.

ఉదాహరణకుచెప్పవలెనంటే అభ్యర్థుల నియామకం విషయంలో మండల కమిటీల సలహాకూడా తీసుకోబడుతుంది.

ఇదేవిధంగా కాంగ్రెసుపట్ల విశ్వాసంకల పంచాయితీ సమితుల అభిప్రాయాలు కూడా ఈ విషయంలో తీసుకోబడుతాయి.

కాంగ్రెసు అభ్యర్థుల అర్హతల నిర్ణాయక సంఘం సమర్పించిన నివేదికను కొద్దిమార్పులతో నిన్న వర్కింగ్ కమిటీ ఆమోదించింది.

[మిగతా 3 వ పేజీలో]

కేరళ మిశ్రమ మంత్రివర్గ భవితవ్యం

ప్రజా సోషలిస్టుపార్టీ వైఖరి

త్రివేండ్రం, ఫిబ్రవరి 19:— కేరళ ప్రజాసోషలిస్టుపార్టీ వచ్చే శుక్రవారంనాడు ఇక్కడ సమావేశమైనపుడు కేరళ మిశ్రమ మంత్రివర్గం నుంచి, ప్రజాసోషలిస్టు పార్టీ తప్పుకోవాలని కోరుతూ, ఒక తీర్మానం ప్రతిపాదింప బడగలదని తెలియవస్తున్నది. ఈ తీర్మానం చర్చకు రాగలదని, కాని యిది ఒడిపోవచ్చునని, పార్టీ కార్యదర్శి శ్రీ శ్రీధన్ పత్రికా విలేఖరులకు తెలియచేశారు. అయితే, ఈ తీర్మానాన్ని ప్రతిపాదించనున్న వారిపేరును వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

తాజా వార్తలు

[3 వ పేజీలో]

ఢాకాలో ఘోరమైన లాంచి ప్రమాదం

—:x:—

సుమారు నూరు మంది ప్రయాణీకులు మునిగిపోయివుండవచ్చునట

ఢాకా, ఫిబ్రవరి 19:—

చాందపూర్‌ప్రాంతంలోని షైత్నాల్‌కు సమీపానగల ఎఘ్నా నదిలో ఒక లాంచి 15 వ తేదీ బుధవారంనాడు మునిగిపోయిందనీ, నూరుమంది ప్రయాణీకులు మరణించివుండాలనీ నేడు యిక్కడ ప్రకటించబడిన ఒక వార్త తెలుపుతూవుంది.

"సలేహా" అనే లాంచి సుమారు 300 మంది ప్రయాణీకులతో ఢాకానుంచి ఫరిద్‌పూర్ ప్రాంతంలోని కార్తిక్‌పూర్‌కు వెడుతూ "హాలేఖా" అన్న మరొక లాంచితో ఢీకొనడం ఫలితంగానే ఈ ప్రమాదం జరిగింది.

అర్ధరాత్రి వేళ ప్రయాణీకులంతా గాఢంగా నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడమే అనష్టం హెచ్చుగా వుండడానికి బహుశా కారణమై వుండవచ్చు. పెక్కుమంది ప్రయాణీకులు ఒడ్డుకు ఈదుకువచ్చి కరడు కట్టించే శీతలంవల్ల స్పృహలేకుండా పడిపోయారు. ఆరోజు రాత్రి చలి మరీ ఎక్కువగా వున్నదనీ, అప్పటి టెంపరేచర్ 45 డిగ్రీలు ఫారెన్‌హీట్‌మాత్రమేననీ తెలుస్తున్నది.

ఇప్పటికి మృతదేహాలు కొన్ని మాత్రమే దొరికినవట.

మంత్రి పట్టాభిరామారావు రాజీనామా తప్పదా?

—:x:—

గుంటూరుజిల్లా బస్సుల జాతీయకరణపై హైకోర్టుతీర్పు దృష్ట్యా సంభవమట

—:x:—

వార్తపై వ్యాఖ్యానించడానికి రవాణా మంత్రి నిరాకరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 19:—

గుంటూరు జిల్లాలో బస్సురూట్ల జాతీయకరణలో తాను పక్షపాత దృష్టితో ప్రవర్తించినట్లు యిటీవల హైకోర్టు యిచ్చిన తీర్పు దృష్ట్యా రాష్ట్ర రవాణా, విద్యామంత్రి శ్రీ పట్టాభి రామారావు తన పదవికి రాజీనామా సమర్పించ నున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

మంత్రివర్గం రేపు సమావేశమై శ్రీ పట్టాభి రామారావు రాజీనామా గురించి చర్చించనున్నట్లు కూడా తెలుస్తున్నది.

గుంటూరు జిల్లాలో బస్సురూట్ల జాతీయకరణలో శ్రీ పట్టాభి రామారావు పాత్రపై ఒక మంత్రి ఆక్షేపణ తెలియజేశారట. గవర్నర్ సచార్‌కుకూడా ఈ విషయమై నివేదించినట్లు తెలుస్తున్నది.

మంత్రి వర్గంపై ఆరోపణల పత్రాన్ని తయారుచేసి ప్రధానమంత్రిక్ క్రొత్త కాలం క్రిందట సమర్పించిన కాంగ్రెసు సభ్యులు సమస్యను చర్చించడానికి లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్న తీర్మానంపై సంతకాలు సేకరిస్తున్నారు. ఒకటి రెండు రోజులలో ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రికి సమర్పిస్తారు. శ్రీ పట్టాభిరామారావు ప్రవర్తన అధికార దుర్వినియోగానికి నిదర్శనమని తీర్మానంలో పేర్కొన్నారు.

శ్రీ పట్టాభిరామారావుమౌనం

(ఆంధ్రప్రభ విలేఖరి)

హైదరాబాదు, ఫిబ్రవరి 19:— మంత్రిపదవికి తానురాజీనామా సమర్పించనున్నట్లు వెలువడిన వార్తపై వ్యాఖ్యానించడానికి శ్రీ పట్టాభిరామారావు నిరాకరించారు. ప్రస్తుతం శ్రీ పట్టాభిరామారావుగారు మద్రాసులో ఉన్నారు. రాజీనామాచేస్తున్నట్లు వెలువడిన వార్త ఏమైనా చెప్పగలరా అని మన విలేఖరి టెలిఫోన్‌చేయగా ఈ విషయంలో మంచి చెడ్డలను నిర్ణయించవలసినవారు ముఖ్య మంత్రిమాత్రమేనని ఆయన స్పష్టంచేశారు.

"శ్రీ పట్టాభిరామారావు రాజీనామా ఇవ్వాలి"

శ్రీ ఎల్లమందారెడ్డి సూచన

హైదరాబాదు, ఫిబ్రవరి 19:— గుంటూరు బస్ యజమానులు పెట్టుకొన్న పిటిషన్లపై ఆంధ్ర హైకోర్టు యిచ్చిన తీర్పు దృష్ట్యా మంత్రిపదవికి శ్రీ పట్టాభి రామారావు రాజీనామా యివ్వాలని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష డిప్యూటీ నాయకుడు శ్రీ జి. యల్లమందారెడ్డి, శ్రీ కె. యల్. నరసింహారావు కోరారు శ్రీ పట్టాభిరామారావును వీరు స్వయంగా కలుసుకొని ఈ సూచన చేశారు.

ఆ తరువాత ఒక ప్రకటనచేస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించాలని, ఈ విషయంలో తన సహచరులకు చరుడు రాజీనామా యిచ్చేటట్లు చూడవలసిందని పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాలలో అనేక సందర్భాలలో పాలకపక్షం సభ్యులు తమ అధికారాన్ని, హోదాలను పార్టీ ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు స్పష్టం చేస్తూ వచ్చారని తమ ప్రకటనలో వివరించారు. ఈ పరిస్థితులలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిబంధనలను గౌరవించి తన సహచరుడు రాజీనామా యిచ్చేటట్లు ముఖ్య మంత్రి చూడవలసిందని కోరారు.

గుంటూరు బస్‌రూట్ల జాతీయకరణలో మంత్రి పక్షపాతవైఖరి

బస్ యజమానుల పిటిషన్లపై ఆంధ్ర హైకోర్టు తీర్పు

(ఆంధ్రప్రభ విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 19:— గుంటూరు జిల్లా బస్సురూట్ల జాతీయకరణలో ఆంధ్రప్రదేశ్ రవాణామంత్రి శ్రీ పట్టాభి రామారావుగారు కక్షతో, పక్షపాత దృష్టితో ప్రవర్తించారని ఋజువయినదని, అందుచేత ఆయన యీకేసు విచారణలో పాల్గొనడానికే అనర్హు లయ్యారని గుంటూరుజిల్లా బస్ ఆపరేటర్లు శ్రీ తుమ్మల రామకోటయ్య ప్రభృతులు పెట్టుకొన్న పిటిషన్లపై ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ మనోహర్ ప్రసాద్, శ్రీ యన్.కుమరయ్యగారలు యిచ్చినతీర్పులో విశదం చేశారు.

బస్ రూట్లను జాతీయం చేస్తూ శ్రీ పట్టాభి రామారావు జారీచేసినఉత్తరువు పక్షపాతదృష్టితో కక్షతో జరిగినదని అందుచేత ఈ ఉత్తరువును రద్దు చేయాలని శ్రీ తుమ్మల రామకోటయ్య, తదితరులు పెట్టుకున్న పిటిషన్లపై హైకోర్టు పై తీర్పు విచ్చింది.

(ఇదివరకే ఈతీర్పు గురించి క్లుప్తంగా ప్రకటించాము. మరికొన్ని వివరాలను నేడు ప్రకటిస్తున్నాము—ఎడిటర్)

1960 మే 26 వ తేదీన గుంటూరు జిల్లాలో 10 బస్‌రూట్లను స్వాధీనంచేసుకుంటూ మోటారుబళ్ల చట్టం అనుసరించి ఒక ప్రకటన చేశారు. ఈ రూట్లలో బస్సులను నడిపే హక్కును రోడ్‌రవాణా కార్పొరేషన్‌కు అప్పగించడం జరిగింది.

ప్రభుత్వం జారీచేసిన ఉత్తరువుపై బస్ ఆపరేటర్లు పిటిషన్లను దాఖలుచేసుకొన్నారు. రోడ్‌రవాణా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఏయే రోడ్లను ముందు స్వాధీనం చేసుకొనేది చివర ఏయే బస్ రూట్లను జాతీయం చేసేది తనప్రకటనలో పేర్కొనలేదని పిటిషన్‌దారులు తమ దరఖాస్తులలో స్పష్టంచేశారు. జాతీయకరణ స్కీములను క్రమపద్ధతి అనుసరించి అమలు జరపగలరని బస్ యజమానులు భావించారని, కాని మోటారుబళ్ల చట్టం 68 నిబంధన (సి) విరుద్ధంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు బస్‌రూట్లను క్రమపద్ధతి ననుసరించికాక తారుమారులు చేసి స్వాధీనం చేసుకొన్నారని పిటిషన్లలో పేర్కొనడం జరిగింది. గెజెట్‌లో ప్రకటించిన వివిధ

[మిగతా 3 వ పేజీలో]

జనవరి నెలలోనే లుముంబా హత్య?

—:x:—

లండన్‌లోని ఘనా దౌత్యవర్గాల వివరణ

లండన్, ఫిబ్రవరి 19—

కాంగో తొలిప్రధాని పాట్రిస్ లుముంబాను, క్రిందటినెల 27 వ తేదీన కాటంగాకు తీసుకువెళ్లిన కొద్ది క్షణాలలోనే ఒక అడవిలో, అర్ధరాత్రివేళ షోంబీ సైనికులు కాల్చివేశారని ఇక్కడ ఘనా అధికారవర్గాలద్వారా తెలియవస్తున్నది. లుముంబాను థిస్‌విల్లీనుంచి ఎలిజబెత్‌విల్లీకి విమానంలో తీసుకువస్తూ విమానంలోనే ఆయన్ని మొబుటూ మనుష్యులు చితుకకొట్టి విపరీతంగా బాధించారనికూడా వార్తలు చేరినవి.

పాట్రిస్ లుముంబాను, ఆయన సహచరులు ఒకిటో, ఎంపోలోలను మొబుటూ సైనికులు విమానంలో, ఎలిజబెత్‌విల్లీకి చేర్చుతూ, మార్గమధ్యలో వారినికొట్టి నానాహింసలు పెట్టారని అప్పుడు విమానచోదకుడు, ఆ సైనికులను తీవ్రంగా హెచ్చరించాడని, తెలియవస్తున్నది.

మొబుటూ మనుష్యులు కొట్టిన దెబ్బలకు తాళలేక, ఒకిటో, ఎంపోలో మూర్ఛపోయారు. విమానం ఎలిజబెత్‌విల్లీ విమానాశ్రయానికి చేరిన వెంటనే, లుముంబా, ఒకిటో, ఎంపోలను, ఒక మిలటరీ ట్రక్కులో తీసుకొని, నగర సరిహద్దులకు అవతల దూరంగా వున్న ఒక అడవి ప్రాంతంలోనికి తీసుకువెళ్లారు. వారిని షోంబే సైనికులు క్రింద పడవేశారు. మెషిన్‌గన్ ముందు నిలబెట్టి దారుణంగా కాల్చివేశారు.

వారుముగ్గురు చనిపోయారో లేదో, పరీక్షించి నిర్ణయించవలసినదిగా, షోంబే, ఎలిజబెత్‌విల్లీలోని డాక్టర్ పీటర్‌ను ఆజ్ఞాపించాడు.

ఈ ఉదంతాన్ని పేర్కొంటూ డాక్టర్ పీటర్ పత్రికా విలేఖరులకు ఇలా తెలియచేశాడు.

"వారుచనిపోయారో లేదో పరీక్షించి సర్టిఫికేట్ యివ్వవలసినదిగా నాకు ఆదేశించారు. అయితే వారు ఎలాగ చనిపోయినదీ, ఎప్పుడు చనిపోయినదీ మాత్రం పరీక్షించ నక్కరలేదని నాకు ఆజ్ఞాపించారు."

సంగ్రహ ప్రకటనలు

కావలెను

శ్రీ వైష్ణవ రబ్బరు స్టాంపులకు ఆర్డర్లు సేకరించి, పంపుటకు యేజంట్లు కావలెను. ... ఇండియా రబ్బరుస్టాంప్ వర్క్సు పెద్దాంబట్. (నార్తు ఆర్కాట్.)

ఏజంట్లు కావలెను

భవాని ఆర్టు సిల్కు, కాటన్ జంపకానాలకు దుప్పట్లకు, పంచెలకు మంచి కమీషన్ మీద ఏజంట్లు కావలెను. జే. పి. ఎం. టెక్స్‌టైల్సు, పి.బి.నం. 60, భవాని పి.ఓ. నయా, ఈరోడ్సు.

ప్రకటన

కేంద్ర మరియు మైసూరు సర్కారుల పుత్తరవు ప్రకారము జరిగే జనాభా సేకరణలో వీరశైవు లందరూ, తమ ధర్మమును 'లింగాయత' లేక 'వీరశైవ' అని మాత్రమే వ్రాయించండి. మీ తెగలుగాని వృత్తులుగాని వ్రాయవద్దు.

అ. భా. శివానుభవ సంస్థ, శ్రీ మురుఘా మఠ, ధార్వాడ.

వేలం నోటీసు

బొబ్బిలి మునిసిపాలిటి

1961—62 సం.రం.నకు బొబ్బిలి మునిసిపాలిటికి చెందియున్న కార్ట్‌స్టాండు, బస్సు, బట్కాస్టాండులు, కమేలా వగైరాలలో రుసుములు వసూలు చేసుకునే హక్కు కమీషనరు గారిచే మునిసిపలు ఆఫీసులో తే 6—3—61 ది మధ్యాహ్నం 3 గంటలనుండి బహిరంగముగ వేలం వేయబడును. సదరుపాటకు సంబంధించిన షరతులు వగైరాలు 0—50 నయాపైసలు చెల్లించి అప్లికేషను ద్వారా ఆఫీసు పనివేయు వేళలందు పొందవచ్చును.

ఆర్. జేమ్సుపీటరు, కమీషనరు.

ప్రకటన

"గుడివాడ తాలూకా రావర్ల వాస్తవ్యులు కాకర్ల వెంకటరత్నం గారి కుమార్తె జగపతిరావు తెలియుచున్నది. పామర్రు బస్సుస్టాండులో వాతాలాకూ పామర్ర రిజిస్ట్రాఫీసులో అయిన తూడు దస్తావేజులు గన్నవరం రిజిస్ట్రాఫీసులో అయిన, నకలు కవరులో సహా పోయినవి. దొరికిన వారు నాకు పంపిన రు 10—0—0 బహుమతి. ఇవ్వగలవాడను." కాకర్ల జగపతిరావు.

ప్రకటన

నూజివీడు పంచాయితీ సమితి ఆఫీసుకు 1960—61 కు ఈదిగువ తెల్పిన ఫర్నిచరు సప్లయి చేయుటకు ది. 27—2—61 న 4 గంటలలోగా నూజివీడు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు గారిచే సీలు టెండర్లు స్వీకరించబడును. టెండరు డిపాజిట్టు మొత్తము 75—00

(1) కుర్చీలు—30 (ఆఫీసు కుర్చీలు)
(2) కుర్చీపీటలు—20 1'—6''×1'
(3) ఎత్తుబల్లలు—50 6'×1'-3''×1'-6''
(4) నేల బల్లలు—100 6'×1'×3''
(5) నల్లబల్లలు—15 3'-11''×2'-11''
(6) డ్రాయర్లు—30 3'×2'×2'-6''
(7) కావడి పెట్టెలు—20 2'—6''×1'—6''×1'—9''

(సం). జి. సిహెచ్. రాధాకృష్ణ, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు, నూజివీడు.

వేలం ప్రకటన

కర్నూలుజిల్లా కోడుమూరు పంచాయితీకి చెందిన (1) సంత మార్కెట్టు (2) దినసరి మార్కెట్టు (3) బండ్లమెట్ట (4) బస్సుస్టాండు (5) జంతువధశాల (6) మాంసపు మార్కెట్‌లలో 1961—62 వ సంవత్సరమునకు రుసుములు వసూలుచేసుకొను హక్కులను కోడుమూరు పంచాయితీ ఆఫీసునందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరువారిచే 28—2—61 తేదీన ఉదయం 10 గంటలనుండి వేలం వేయబడును. సవాలుదారులు తహశీల్దారు వారి నుండి పొందిన సాల్వెన్సీ సర్టిఫికెట్లు హాజరు పరచి డిపాజిట్టు చెల్లించి వేలం నోటీసు షరతులకు లోబడి వేలంలో పాల్గొనవలెను. వేలం నోటీసు షరతులు ఆఫీసులో అడిగి తెలుసుకొనవచ్చును.

(సం.) ఎస్. నాగిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

ఏజంట్లు కావలెను

ప్రసిద్ధిగాంచిన మా సిల్కు అండ్ కాటన్ జంఖానాలు, బెడ్‌షీట్లు, సిల్కు చీరలకు ఆర్డర్లు సేకరించుటకు మంచి కమీషన్‌మీద ఏజంట్లు కావలెను. వివరాలకు:

SUNDARAM CARPET TEXTILES, BHAVANI, (S.I.)

అమ్మకము

క్రింద తెలిపిన ఆస్తులను కొనుటకు ఆఫర్లు కోరడమైనది. గుంతకల్లు సమీపముగ బంటని హొటు రైల్వేస్టేషన్ దగ్గర సారవంతమైన నల్లరేగడభూమి 56 ఎకరములు. (2) గుంతకల్లు రైల్వే స్టేషన్ రోడ్డులో మామిడితోట (3) అదే రోడ్డులో గునాదులు వేసి వుండు బైలు జాగా (4) కసాపురం రోడ్డులో 2 మిద్దె యిండ్లు. పై కనుపరచిన ఆస్తుల వివరములను డోర్ నెంబరు 12/117 రామస్వామి గుడి వీధిలో తెలుసుకొనవచ్చును. కే. హనుమంతరావు.

లండన్ లేఖ:

లండన్‌లో గాంధీజీకి స్మారక చిహ్నం: "వీక్లీపోస్టు" ప్రచురణ విరమణ: బ్రిటన్ భారతీయ గ్రంథ ప్రచురణ

గార్డియన్ పత్రికలో లార్డ్ ఆల్ట్రిన్‌చామ్ ఒక చక్కని సూచన చేశారు. గాంధీజీ సంస్మరణార్థం ఒక శిలావిగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని. "గాంధీజీ బ్రిటన్‌కు మహోపకారం చేశారు. బ్రిటన్ ఇండియాకు అధికారాన్ని యిచ్చివేసిన తర్వాత భారతప్రజలు బ్రిటన్ పట్ల ఎట్టి వైమనస్యాన్ని ప్రదర్శించకపోవడానికి ఆయన పలుకుబడి ప్రభావమే ముఖ్య కారణం." అని లార్డ్ ఆల్ట్రిన్ చామ్ అన్నారు.

లార్డ్ ఆల్ట్రిన్ చామ్ పిన్న వయస్కుడైన రచయిత. బ్రిటిష్ పత్రికలలో తీవ్ర వాదోపవాదాలకు దారితీయగలిగేది ఏదో అంటూ వుండటం ఈయనకు అలవాటు. ఈయన రచనలు కూడా బ్రిటన్‌లో వాదోపవాదాలను ఎక్కువగా రేపుతూ వుంటాయి.

జనవరిలో రిపబ్లిక్ దినోత్సవం, వర్ధంతి జరిగినప్పుడు ఈయనకు భారత జాతిపిత గాంధీజీ స్మారక చిహ్నంగా శిలావిగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం యుక్తమని, బ్రిటన్ ఆయనకు ఋణపడివుందని అన్నారు.

ఈ శిలావిగ్రహం ఏర్పాటుకు ద్రవ్యం సమకూర్చాలని ఆయన ఉపదేశాల వల్లనే భారత ప్రజానీకానికి బ్రిటన్ పట్ల శత్రుభావం కలగలేదని ఈయన తన వ్యాసంలో పేర్కొన్నారు.

అయితే లార్డ్ ఆల్ట్రిన్ చామ్ వ్యాఖ్యాతలలో అణిముత్యం వంటి వాడని ప్రశంసిస్తూ వుండే 'కసాండ్రా' కూడా ఈవాదంలో అడుగుపెట్టారు. గాంధీజీకి శిలావిగ్రహం ఏర్పాటు చెయ్యడంకంటె అసంగతమైన దేమీ వుండబోదు అన్నారాయన.

గాంధీజీ విగ్రహాన్ని ట్రఫాల్గర్ స్క్వేర్‌లో గాని ఏర్పాటుచేస్తే ఆయన సరసను విరుద్ధంగా కనిపించే యితర విగ్రహాలను గురించే ... కారంగా మాట్లాడి వుండాలని శ్రీఆల్ట్రిన్‌చామ్ పేర్కొన్నారు.

లార్డ్ ఆల్ట్రిన్‌చామ్ సూచన చాలామందిని ఆకర్షించింది. గాంధీజీ పట్ల గౌరవసూచనగా స్మారకచిహ్నం ఏర్పాటు చెయ్యాలని అనుకొంటున్న కొందరు ప్రముఖులు యిటీవల శావాయ్ హోటల్లో సమావేశమై 'గాంధీజీ స్మారకనిధి' పేర ద్రవ్యం స్వీకరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చెయ్యడానికి నిశ్చయించారు.

కొందరు తనకు 'గార్డియన్' పత్రికకు అప్పుడే డబ్బు పంపించారనీ, ఈవిధంగా నిధి అనధికారంగా అప్పుడే ఏర్పడివున్నదని యిక అది సాధికారికంగా ఏర్పాటు కావడమే తరువాయి అని ఈయన అన్నారు.

తాతా సంస్థతో సంబంధం కల సర్ ఫ్రెడరిక్ జేమ్స్ ఈ నిధి వసూలు భారం 'గార్డియన్' వహించడమే యుక్తం కాగలదన్నారు.

'వీక్లీపోస్టు' విరమణ

శ్రీ 'ఓడ్‌హామ్స్ ప్రెస్'ను కొనివేయడానికి శ్రీ సెసిల్‌కింగ్, శ్రీ రాయ్‌థామ్సన్‌లు భూమ్యాకాశాలను ఒకటిగా చేసి తల్లక్రిందులు చేస్తూవుండే సర్ ఎడ్వర్డ్ హల్టన్ గత నాలుగు మాసాలలోను 5,00,000 పౌనులు(సుమారు 66,80,000) ఖర్చుపై సాగిన 'వీక్లీపోస్ట్' పత్రికా ప్రచురణను విరమించారు.

కన్సర్వేటివ్ పార్టీలోని స్వతంత్ర భావాలు కల సభ్యుల అభిప్రాయాలను ప్రజలకువివరించడం కోసమే తాను ఈపత్రికను ఏర్పాటుచేశానని శ్రీ హల్టన్ అన్నారు. మొదటి సంచిక లక్ష కాపీలు అమ్ముడుపోయింది. కాని క్రమేపీ 15 వేలకు దిగజారి నష్టం రానారంభించింది. తగినంత ప్రచారం లేకపోవడమే దీనికి కారణమనుకొంటున్నారు. చివరకు అపుచెయ్యక తప్పింది కాదని ఆయనే పేర్కొన్నారు.

గ్రంథప్రచురణ

బ్రిటిష్ పత్రికా రంగంలో యిటువంటి సంఘటనలు తరచొప్పి తెల్సా వుంటే అమెరికనులు బ్రిటన్‌లో గ్రంథ ప్రచురణను లాభసాటి వ్యాపారంగా చేశారు.

వైజ్ఞానిక గ్రంథాల ప్రచురణకు కొన్ని ప్రముఖ అమెరికన్ సంస్థలు యిప్పుడు బ్రిటన్‌లో పూనుకొన్నవి. బ్రిటన్‌లో గ్రంథప్రచురణపై అమెరికా ప్రాబల్యం యిప్పుడు ఎక్కువైంది అని 'ఈవినింగ్ న్యూస్' ప్రకటించింది.

కొన్ని బ్రిటిష్ సంస్థలు అమెరికన్ గ్రంథాలను బ్రిటన్‌లో ప్రచురించే హక్కును కొనుక్కొని, బ్రిటన్‌లోనే వాటి ప్రచురణను "చాటే మంచిది" అని గ్రంథ విక్రేతల సంఘం కార్యదర్శి శ్రీ జార్జి ఆర్. డేవిస్ అన్నారు.

ఆసియా ప్రచురణాలయం

బ్రిటన్, అమెరికాల లోని 19 విద్యాసంస్థల కోసం ఇండియాలో గ్రంథాలు ప్రచురించే ఆసియా పబ్లిషింగ్ హవుస్ 1959 జూన్‌లో తన బ్రాంచిని లండన్‌లో ఏర్పాటుచేసింది. లండన్‌లో బ్రాంచి ఏర్పాటు చేసిన తొలి భారతీయ సంస్థ, లేదా తొలి ఆసియా సంస్థ యిదే. భారతీయ మేధావుల, రచయితల గ్రంథాలను ప్రచురించే ఈసంస్థ తన ప్రచురణలను బ్రిటన్‌లోని ప్రముఖ గ్రంథ ప్రచురణాలయాలు మెథూయెన్స్, పిట్‌మన్ వంటి వాటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే తన పంపిణీని కొనసాగిస్తూ వుంది. ఆసియా పబ్లిషింగు హౌస్ నుంచి యూరోపియన్ దేశాలేగాక ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, మలయాలు కూడా తమకు కావలసిన గ్రంథాలు తెప్పించు కొంటాయి. సూడాన్, ట్రినిడాడ్‌లు కూడా తొలిసారిగా భారత దేశపు గ్రంథా లను కొంటున్నాయి.

ఇండియా మండపం

ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనం లోని ఇండియా మండపంలో ఆసియా పబ్లిషింగు హౌస్ తన శాలను ఏర్పాటు చేసింది.

లండనులోని ఆసియా పబ్లిషింగు హవుస్ శాఖాకార్యాలయాన్ని నైజీరియా అటార్నీ జనరల్ డాక్టర్ టి. ఓ ఇలియాస్, ప్రొఫెసర్ హుమాయూన్ కబీర్ డాక్టర్ జె. సి. డి గ్రాఫ్ — జాన్సన్ (ఘనా) మున్నగువారు దర్శించారు.

ఇండియాకు మొత్తంమీద ప్రపంచానికి అవసరమైన పుస్తకాలను ఈ సంస్థ యిప్పుడు ప్రచురిస్తున్నది. బ్రిటనులో ఈ సంస్థ విశేషమయిన ఆదరాభిమానాలను చూరగొన్నది కూడా.

బ్రిటన్‌లో భారతీయులు

ఇండియాకు బ్రిటన్ స్వతంత్ర్య మీయడానికి పూర్వంకంటే దాని నిచ్చిన తరువాత—ఇండియాలో బ్రిటిష్‌వారిసంఖ్య ఎక్కువైనట్లే, 1947 కు పూర్వం బ్రిటనులోవున్న భారతీయుల కంటే యిప్పుడువున్నవారి సంఖ్య ఎక్కువ.

ఇదివరలోవలే యిప్పుడు ప్యాస్‌పోర్టుల సేకరణలో అంత చిక్కు లేదు. చివరకు బ్రిటన్‌కు వచ్చే భారతీయ, పాకిస్తాని పౌరులు నివసించే జాగాకు కూడా తడుములాడవలసినంత పరిస్థితి ఏర్పడే టట్లు తోస్తోంది.

కృష్ణాజిల్లా పరిషత్ బడ్జెట్ ఆమోదం

సభనుంచి శ్రీ కాకాని వెంకటరత్నం వాకౌట్

(ఆంధ్రప్రభ ప్రతినిధి) మచిలీపట్నం, ఫిబ్రవరి 19:—

కృష్ణాజిల్లా పరిషత్, బడ్జెట్ పరిశీలనకుగాను, ఫిబ్రవరి 16 న తిరిగి సమావేశమయింది. 1960-61 రివైజ్డ్ బడ్జెట్, 1961-62 బడ్జెట్ అంచనాలను పరిషత్ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు.

శ్రీ కాకాని వెంకటరత్నం బడ్జెట్ సరిగా తయారుచేయలేదని ఓటింగుకు పూర్వం విమర్శించి సభనుంచి వెళ్ళిపోయారు.

క్రిందటిరోజు జరిగిన సమావేశములో బడ్జెట్టుపై చేసిన విమర్శలకు పరిషదధ్యక్షులు శ్రీ శివరామప్రసాద్, కార్యదర్శి శ్రీ రామలింగస్వామి, సమాధాన మిచ్చారు. జిల్లా కలెక్టరు శ్రీఆర్. కె. చేపె సమావేశానికి హాజరయ్యారు.

1961—62 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రధాన ఆదాయం వివరాలు:

ప్రభుత్వ గ్రాంటు రు. 1,881,000 లు, రైల్వేసెస్సు, సెస్సు, రు. 201,750 లు. కాంట్రిబ్యూషన్లు రు. 56,250 లు, జనరల్ ఫండ్ రు. 536,500 లు. ప్రాథమిక విద్య రు. 1724,400 లు, సాంఘిక సంక్షేమం రు. 433,160 లు.

1961—62 బడ్జెట్ అంచనాలలో ప్రధాన ఖర్చు వివరాలు:

మేనేజిమెంట్ రు. 98,000 లు, కమ్యూనికేషన్లు రు. 20,79,000 లు, ప్రాథమికేతర విద్య రు. 4,71,500 లు, ప్రజారోగ్యం రు.27,000లు,ప్రాథమికవిద్యరు18,06,600 లు, సాంఘిక సంక్షేమం రు. 4,33,160 లు.

పబ్లిక్‌వర్క్స్ జాబితా :— మేనేజిమెంటు రు. 1800 లు, కమ్యూనికేషన్సు, ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ రు. 88,800 లు, నాన్‌బ్లాక్‌లలో రోడ్లు రు. 347,500 లు, ప్రత్యేక మరమ్మత్తులు రు. 1612,550లు, మిసిలేనియస్, రు. 1780,150 లు, ప్రాథమిక పాఠశాలల మరమ్మత్తు రు. 400,000 లు.

సంతాప తీర్మానం

సభజరుగుతుండగాఢిల్లీలో శ్రీ వి.ఎస్. కృష్ణ మరణించినవార్త తెలియవచ్చింది. వెంటనే సభవారు అధ్యక్షులు ప్రతిపాదించిన తమ సంతాపమును శ్రీ కృష్ణగారి కుటుంబానికి సానుభూతిని తెల్పు తీర్మానమును ఆమోదించారు. అందరూ రెండు నిముషాలు నిలిచి మౌనంగా ప్రార్థన చేశారు.

ఉపాధ్యాయుల జీతాలు

ఒక ప్రధానజాతీయ సమస్యగా పరిగణించాలని యు.జి.సి. సిఫారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17:—

యూనివర్సిటీలలోను, కాలేజీలలోను పనిచేసే ఉపాధ్యాయుల జీతాలవిషయాన్ని మాత్రమే కాక, విద్యావృత్తిలో పనిచేస్తున్నవారందరిజీతాల విషయాన్ని ఒక ప్రధాన జాతీయ సమస్యగా పరిగణించడం అవసరమనియూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్ భారతప్రభుత్వానికి సూచించినది.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నివేదిక నేడు లోక్‌సభముందుంచబడినది.

ఈ నివేదికలో ఇంకా ఈ క్రింది సిఫార్సులు పేర్కొనబడినవి:

"విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల జీతాల సమస్య, తదితర విషయాలను పరిశీలించి సిఫార్సులుచేసే నిమిత్తం రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రతించి కేంద్రంలక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

"యూనివర్సిటీలలో విద్యార్థులను చేర్చుకునే విషయంలో యూనివర్సిటీ అధికారులు తగు వివేకాన్ని ప్రదర్శించి, అర్హతగల విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలి. ఇందుకొరకుఒక పద్ధతిని రూపొందించడంకూడా అవసరం. ఇండియావంటి దేశంలో యువకుల ప్రతిభాశక్తులను వృధా చేయడం తగనిపని. ఏ విద్యార్థికి ఏ విషయంలో అభిరుచి ఉంటుందో, ఆవిషయంలోనే ఆ విద్యార్థి ప్రతిభ వికసించి అభివృద్ధి అయ్యేటట్లు చూడాలి.

దేశంలో క్రొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించే విషయంలోకూడా కొన్ని ఇబ్బందు లున్నవి.క్రొత్త యూనివర్సిటీలను స్థాపించే విషయంలో కాని, యూనివర్సిటీలచట్టాంలో, వాటి స్వయం ప్రతిపత్తికి భంగంరాకుండా ఉండడంకొరకు చేర్చవలసిన కొన్ని ప్రత్యేక సూత్రాల విషయంలో కాని రాష్ట్రాల ప్రభుత్వాలు మేము ఇవ్వగలసలహాలను వినియోగించుకొనవు. ఈఅవకాశాలను పార్టీ రాజకీయాల ఒత్తిడివల్లదుర్వినియోగం జేసుకొనే ప్రమాదంఉన్నది.

దేశంలో ఉన్నతవిద్యాభి వృద్ధి త్వరితగతిలో సాగించవలసిన ఆవశ్యకత ఉన్నమాట వాస్తవమే. కాని, యూనివర్సిటీ సంఖ్యను అభివృద్ధి చేయడం ఒక క్రమపద్ధతిలో జరగాలి.

యూనివర్సిటీలలో విద్యార్థులసంఖ్యాబలం మాత్రమేప్రధానంకాదు. భౌతికంగామాత్రమేకాక మానసికంగాకూడా విద్యార్థులస్థాయి పెరగడానికి కృషి చేయాలి.

ప్రస్తుతం యూనివర్సిటీ గ్రాంట్సుకమిషన్ గ్రాంట్లు పరిశోధనా కేంద్రాలను సందర్శించడానికి వెళ్ళి, శాస్త్ర సాంకేతిక ఉపాధ్యాయులకు మాత్రమే ఇవ్వబడుతున్నవి. ఇటుపైన ఈ గ్రాంట్లు కళలశాఖలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ఈ గ్రాంట్లు ఇవ్వబడగలవు.

ఖమ్మం ఏజన్సీ జిల్లాబోర్డు బడ్జెట్

(ఆంధ్రప్రభ ప్రతినిధి) భద్రాచలం, ఫిబ్రవరి 18:—

శ్రీ బి. యస్. జయసింహ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన ఖమ్మం ఏజన్సీ జిల్లా బోర్డు 60—61 బడ్జెట్టును అమోదించుతూ 61—62 బడ్జెట్టును రు. 67,112—92 మిగులుతో ఆమోదించారు. మొత్తం రాబడులు రు. 2, 03, 051—92 లుమొత్తం ఖర్చు రు.1,35,939, మిగులు రు.67, 112—92

భద్రాచలంవద్ద పడవ సుంకం రేట్లు సవరింపు

భద్రాచలం, ఫిబ్రవరి 18:—

రానున్న ఏప్రియల్ ఒకటవ తేదీనుండి భద్రాచలంవద్ద గోదావరిపై దాటుటకు పడవ సుంకం మనిషికి 15 నయాపైసలుగా, ఇటీవల శ్రీ బి. యస్. జయసింహ అధ్యక్షతనసమావేశమైన ఖమ్మంఏజన్సీ జిల్లాబోర్డు నిర్ణయించింది.

పంచాయతీ అధ్యక్షుల ఎన్నికలు

మహబూబాబాద్, ఫిబ్రవరి 18:—

బలపాల పంచాయితీ కమిటీ అధ్యక్షుడుగా శ్రీ రావూరి వీరయ్య పోటీలేకుండా మొన్న ఎన్నికైనారు.

పెదముప్పారంలో శ్రీ దతాంలపల్లి నారాయణ అధ్యక్షుడుగాను, శ్రీదుస్సా శివలింగం ఉపాధ్యక్షుడుగానూ ఎన్నికైనారు.

తొర్రూర్‌లో శ్రీ పి. వెంకటరెడ్డి అధ్యక్షుడుగానూ, శ్రీ ఎస్. పాపిరెడ్డి ఉపాధ్యక్షుడు గానూ ఎన్నికైనారు.

వివాహమహోత్సవం

విజయవాడ, ఫిబ్రవరి 18:—

సుప్రసిద్ధ సినీనటులు శ్రీ జె. వి. రమణమూర్తిగారి తమ్ముడు శ్రీ జొన్నలగడ్డ వెంకట శ్రీరామమూర్తికిని, నాటక రచయిత, శ్రీ ప్రభ్య శ్రీరామమూర్తి గారి కుమార్తె చి. సౌ పద్మావతీదేవికిని నేటిఉదయం విజయవాడలో వివాహం జరిగినది. వివాహ మహోత్సవానికి పలువురు ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

కొప్పరాపూరు వడ్డెరగూడెంలో హత్య

మంగళగిరి, ఫిబ్రవరి 16 :—

ఇచ్చటకు 5 మైళ్ళ దూరంలోయున్నకొప్పరావూరి కంకరక్వారీ వడ్డెగూడెంలో 35 ఏళ్ల వయస్సుగల వల్లెపు సుబ్బారావు మొన్న రాత్రి హత్య చేయబడినటుల తాడికొండ పోలీసువారికి సమాచారం అందింది.

పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టరు శ్రీ పి. సూర్యప్రకాశరావు ఆప్రదేశానికి వెళ్లి విచారించిశవాన్ని పరీక్ష నిమిత్తం శవాన్ని మంగళగిరి ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బొంబాయి, ఫిబ్రవరి 19:—

భూటాన్ మహారాజా, భూటాన్ ప్రధాని శ్రీ జిగ్మిదోర్జీ మద్రాసు నుంచి ప్రత్యేక ఐ.ఎ.ఎఫ్ విమానంలో నేడిక్కడకు చేరారు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ వారికి విమానాశ్రయంలో స్వాగతమిచ్చారు. అనంతరం భూటాన్ మహారాజా భారత నౌకాదళం వారి సైనిక వందనాన్ని స్వీకరించారు. పిమ్మట వారు రాజభవనానికి కారుతో వెళ్ళారు.

ఘనా పథకం

(1 వ పేజీ తరువాయి)

సమితి సెక్రటరీజనరల్ శ్రీ హామర్ షెల్డ్‌లో తమకు విశ్వాసం ఉన్నదనీ, లియోపాల్డ్‌విల్లీ ప్రభుత్వం అయనతో తన సహకారాన్ని కొనసాగించగలదనీ ప్రెసిడెంట్ కసావుబూ, ఆయనకు తెలియజేశారు.

శ్రీ కసావుబూ ఒక తంతివార్త ద్వారా ఈ విషయాన్ని శ్రీ హామర్ షెల్డ్‌కు అందచేసినట్లు కాంగో వార్తాసంస్థ తెలుపుచున్నది.

కాంగో వార్తాసంస్థ ఇంకా ఈ క్రింది వివరాలు తెలుపుతున్నది:

"శ్రీ కసావుబూ హామర్‌షెల్డ్‌కు పంపిన తంతివార్తలో ఇలా పేర్కొన్నారు:

'వివిధ దేశాల రాయబారులు మీపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు కురిపిస్తున్న సమయంలో మీపట్ల మాకు పూర్తి విశ్వాసం ఉన్నదనీ, కాంగోలో చట్టబద్ధ ప్రభుత్వం మీతో సహకరించగలదనీ మీకు తెలుపు తున్నాము. కాంగోలో మీ ప్రతినిధులు చట్టబద్ధ ప్రభుత్వానికి ఇతోధిక సహాయం చేయగలరని మేము ఆశిస్తున్నాము.

కసావుబూకు దయాళ్ లేఖ

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 18:—

నిర్బంధంలోఉన్న అనేకమంది లుముంబా అనుచరుల తాలూకు సమాచారాన్ని వెంటనే తెలుప వలసిందిగా కోరుతూ సమితి ప్రతినిధి శ్రీ దయాల్ ప్రెసిడెంట్ కసావుబూకు ఒక లేఖ పంపారు. లుముంబా అనుచరులను దక్షిణ కాసైకి మార్చినట్టు ఇక్కడ పుకార్లు వినవస్తున్నవి.

శ్రీ దయాల్ ప్రెసిడెంట్ కసావుబూకు పంపిన లేఖ, కాంగో ప్రధాని జోసెఫ్ ఇలియో, ఆల్బర్ట్ కలంజీల పేరిట వ్రాయబడింది.

ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న లుముంబా అనుచరులు కూడా లుముంబా వలెనే చంపబడు తారేమోనన్న భయం ఇక్కడ వ్యాపించి ఉన్న కారణంగా, శ్రీదయాళ్ పై లేఖనుపంపారు.

తటస్థరాజ్యాల తీర్మానాన్ని అమెరికా సమర్థించవచ్చు

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 18:—

నిన్నరాత్రి ఆఫ్రేషియన్ రాజ్యాలు కాంగో సమస్యపై భద్రతా సంఘంలో ప్రతిపాదించిన తీర్మానంపై అమెరికా పత్రికలు, రేడియో, టెలివిజను సంస్థలు ప్రకటించిన వ్యాఖ్యలను బట్టి, కెన్నెడీ ప్రభుత్వం, పెద్ద మార్పులేవీ కోరకుండా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయవచ్చునని ఇక్కడి రాజనీతిజ్ఞులు భావిస్తున్నారు. బ్రిటన్ కూడా అమెరికా వలెనే ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఓటు చేయవచ్చునని వీరు అభిప్రాయపడుతున్నారు. సోవియట్ యూనియన్, ఫ్రాన్సు ఓటింగులో పాల్గొనకపోవచ్చునట.

న్యూయార్కులో చర్చలు

మిత్రరాజ్యసమితి, న్యూయార్క్, ఫిబ్రవరి 18:—

సమితి సెక్రటరీ జెనరల్ శ్రీ హామర్‌షెల్డ్ నేడు కాంగో సలహా సంఘ సభ్యులతో రెండు గంటలసేపు చర్చలు జరిపారు.

బ్రిటిష్ ప్రతినిధి శ్రీ పాట్రిక్ డీన్, అమెరికా ప్రతినిధి శ్రీ ఆడ్లాయ్ స్టీవెన్సన్ కూడా వివిధ ప్రముఖ రాయబారులతో చర్చలు జరుపుతున్నారు.

కాంగోలో అంతర్యుద్ధ నివారణకు, అవసరమయితే,సైనికచర్యతీసుకోగలఅధికారాన్ని సమితికి ఇవ్వాలని ఆఫ్రేషియన్ రాజ్యాలు నిన్న రాత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సోమవారం నాడు భద్రతాసంఘం చర్చించనున్నది.

ఆఫ్రేషియన్ రాజ్యాల సలహాసంఘం నివేదిక

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 18:—

కాంగోలో క్రొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రధాని శ్రీ జోసెఫ్ ఇలియో ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచాలని కాంగో వ్యవహారాల ఆఫ్రేషియన్ సలహాసంఘం నేడు సిఫార్సుచేసింది.

అయితే, జాతీయ మిశ్రమ మంత్రివర్గంగా ఇలియో మంత్రివర్గాన్ని విస్తృత ప్రాతిపదికపై రూపొందించాలని కూడా ఈ సంఘం తన సిఫార్సులో పేర్కొన్నది.

11 మంది సభ్యులుకల ఈ సంఘం ఈ రోజు సమర్పించిన ఈ నివేదికలో ఇంకా ఈ క్రింది విషయాలు పేర్కొన్నది :

"కాంగో జాతీయసేనను రాజకీయాలకు దూరంగా ఉంచి, కాంగోనాయకులంతా కలిసి శిఖరాగ్రసమావేశం జరిపి తగు మార్పులను సూచించే వరకు ప్రస్తుత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. కాంగోలో అంతర్యుద్ధ ప్రమాదాన్ని పురికొల్పుతున్న సైనికయత్నా లన్నింటినీ వెంటనే ఆపుచేయాలి.

నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి. పార్లమెంటును వెంటనే సమావేశ పరచాలి. సమితి కాంగోవిషయములో భద్రతాసంఘం తీర్మానాలను అనుసరించి వ్యవహరించాలి. కాంగోలో ఏ పక్షానికి విదేశాలు సైనికరీత్యాగానీ, ఇతర విధాలకానీ, సహాయం చేయరాదని భద్రతాసంఘం చేసిన తీర్మానాన్ని సమితి పాటించాలి.

గినియా ప్రెసిడెంట్ అభ్యర్థన

కాంగో పరిస్థితి మరింత దిగజారేట్లు చేయడానికి యత్నిస్తున్న సామ్రాజ్యవాదుల కుట్రలను ఎదుర్కొనే విషయంలో తన యత్నాలను బలపరచవలసింగా కోరుతూ గినియా ప్రెసిడెంట్ శ్రీ సెకొటూరే ఆఫ్రేషియన్ రాజ్యాల అధినేతలకునేడొక కేబిల్‌వార్త పంపారు.

కాకినాడమీదుగా రైలుమార్గం మళ్ళింపు

ప్రధాని నెహ్రూకు, రైల్వే మంత్రికి టెలిగ్రాములు

కాకినాడ, ఫిబ్రవరి—18:

మెయిన్ రైల్వే మార్గాన్ని కాకినాడ మీదుగా మళ్ళించవలసిందిగా కోరుతూ ప్రముఖ వర్తకులు వ్యక్తులు ప్రధాని నెహ్రూకు, రైల్వేమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రాంకు టెలిగ్రాములు పంపారని తూర్పుగోదావరి జిల్లా ప్రయాణీకుల సంఘ కార్యదర్శి శ్రీ కృష్ణాజీ తెలియ జేశారు.

దక్షిణాఫ్రికాతో దౌత్య సంబంధాల విరమణ

ఆఫ్రేషియన్, కామన్‌వెల్త్ రాజ్యాలకు దక్షిణాఫ్రికా నాయకుల విజ్ఞప్తి

ఢిల్లీ, ఫిబ్రవరి 18:—

అభివృద్ధి నిరోధకమైన విధానాలను అనుసరిస్తున్న దక్షిణాఫ్రికాతో రాజకీయంగానేమి, ఆర్థికంగానేమి ఎట్టి సంబంధాలు పెట్టుకోకుండా పూర్తిగా వదిలివేసి, తాము ఆ రాజ్యానికి వ్యతిరేకంగా సాగిస్తున్న సంఘర్షణలో సాయపడవలసిందని ఆఫ్రేషియన్ రాజ్యాలకు దక్షిణాఫ్రికా యునైటెడ్‌ఫ్రంట్ నాయకులు నేడు విజ్ఞాపన చేశారు.

ఆఫ్రికా పునరుజ్జీవనంపై యిక్కడ జరిగిన గోష్ఠిలో డాక్టర్ వై. ఎం. దాదూ, శ్రీ టి. మాకివానే, శ్రీ ఎం. మాకేలు ప్రసంగించిన సందర్భంలో కామన్వెల్త్ దేశాలలో దక్షిణాఫ్రికాను కామన్వెల్త్‌నుంచి తొలగించవలసిందని కోరారు. దక్షిణాఫ్రికా వస్తువులను పూర్తిగా బహిష్కరించవలసిందని, అభివృద్ధి నిరోధానికి స్థానమైన దక్షిణాఫ్రికా ప్రపంచ శాంతికి మహా ప్రమాదకరమైనది కనుక దానిని తొలగించడం అవశ్యకర్తవ్యమని వీరు అన్నారు.

గోష్ఠికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరిస్తున్న విరుద్ధ విధానాల దృష్ట్యా దక్షిణాఫ్రికా నాయకులు సూచించిన ఆంక్షలు అసమంజసం కాసేరన్నారు.

దక్షిణాఫ్రికా మానవ విలువలకు వ్యతిరేకమైన విధానాన్ని అనుసరిస్తున్నదని ఆంక్షలు అమలు జరిగినప్పటికీ కూడా దక్షిణాఫ్రికా లోనే ఈ సమస్యను పరిష్కరించవలసి వుంటుందనికూడా శ్రీ దేశాయ్ అన్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం తన ప్రస్తుతపు జాతివిచక్షణ విధానాన్ని మార్చుకోనట్లయితే ప్రపంచ ప్రజాభిప్రాయం దేశంలోను, వెలుపల సంభవిస్తున్న సంఘటనల ఒత్తిడి హెచ్చి, న్యాయానికి లోబడక తీరని పరిస్థితి ఏర్పడ వచ్చునని ఆయన అన్నారు.

ఆఫ్రికనులు సాగిస్తున్న సమరం పట్ల ఇండియాకు సానుభూతి కలదని అది తన శాయశక్తుల ఈ సందర్భంలో తోడ్పడ గలదని, అక్కడ స్థిరపడిన భారతీయులు మానవజాతికి గాంధి మహాత్ముడిచ్చిన విమోచనాస్త్రం సత్యాగ్రహం ఒకటి కలదని శ్రీ దేశాయ్ వక్కాణించారు. ఆ అస్త్రంతోనే భారత ప్రజలు తమ స్వాతంత్ర్యాన్ని సాధించారన్నారు.

దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆఫ్రికన్‌లకు ప్రాథమిక మానవహక్కులనే నిరాకరించిందని శ్రీ టి. మాకివానే ఆఫ్రికాలోని వేర్వేరు జాతుల మధ్య సంఘర్షణలను రెచ్చగొట్టడమే దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానమని శ్రీ మాకే అన్నారు.

గుర్తు కార్డుల చట్టాన్ని పురస్కరించుకొని దక్షిణాఫ్రికా ప్రభుత్వం లక్షమంది ఆఫ్రికనులను అరెస్టు చేసిందని కూడా ఈయన అన్నారు.

జాతి విచక్షణ బలప్రయోగం ద్వారా అమలు జరపబూనడం దేవునిపట్ల అపచారమే కాగలదని డాక్టర్ దాదూ అన్నారు.

28 సంవత్సరాలు పాటు దక్షిణాఫ్రికాలో గడిపిన పిమ్మట అక్కడనుంచి పంపివేయబడిన శ్రీ పి. ఎస్. జోషి కామన్వెల్త్‌నుంచి దక్షిణాఫ్రికా తొలగింపునకు ఇండియా గట్టిప్రయత్నంచెయ్యాలన్నారు.

కొత్తపద్ధతి టెలిఫోన్ సౌకర్యం

పూషూ విమాన స్థావరం (జపాన్) ఫిబ్రవరి 17:—

చాలా ఖర్చుతో కూడిన "వి" స్టేషనులు అవసరంలేని మైక్రోవేవ్ కమ్యూనికేషన్ విధానాన్ని ఒకదాన్నిఅమెరికాదళ వైమానికదళంవారు నేడిక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు.

మేజరుజనరల్ రాబర్టు ఎఫ్. టేట్ ఈ నూతన విధానానికి ప్రారంభోత్సవం జరిపారు. ఐదువందలమైళ్ళ దూరానఉన్న జాపనీస్ మేజర్ జనరల్ హిషీరో సెటోయామాతో సంభాషణలు జరుపడంద్వారా ఆయన ఈ ప్రారంభోత్సవం కావించారు.

ఈ పద్ధతిని ఉపయోగించుటవల్ల సాలీనా రెండు లక్షల డాలర్లు ఆదా అవుతుందని అమెరికా వైమానికశాఖాఅధ్యక్షనను పురస్కరించుకుని నిప్పన్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇందుకు కావలసిన యంత్ర పరికరములను తయారు చేసింది. కొన్ని మిలటరీ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీలను జపాను రేడియో టెలివిజను శాఖకు అప్పగించటం అవసరమని వైమానికశాఖ గుర్తించినమీదట వీటి నిర్మాణం జరిగింది. మధ్యజపానులోని రాడార్ స్టేషన్లతో రక్షణ కంట్రోలు కేంద్రాలకు సంబంధం ఏర్పరచడానికి ఈ కొత్తపద్ధతి ఉపయోగించబడుతుంది.

సౌవన్న ఫౌమాకు లావోస్ ప్రభుత్వ ఆహ్వానం

సైగాన్, ఫిబ్రవరి 18:—

విస్తృత ప్రాతిపదికపై ఏర్పాటు చేయనున్న లావోస్ మంత్రివర్గంలో చేరవలసిందని మాజీ ప్రధాని సౌవన్నఫౌమాను కోరడానికి లావోస్ ప్రభుత్వం నిశ్చయించినదని విశ్వసనీయంగా తెలుస్తున్నది. గురువారంనాడు లావోస్‌రాజు సమక్షంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసికొన్నట్లు తెలుస్తున్నది.

త్వరలోనే లావోస్‌రాజు నూతన విధానాన్ని గురించి రేడియోలో ప్రసంగిస్తారని తెలుస్తున్నది.

21వ తేదీన ఢిల్లీకి అట్లీ ఆగమనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18:—

బ్రిటన్ లేబరు పార్టీ ప్రముఖుడు మాజీ ప్రధాని అట్లీ ఈనెల 21వ తేదీన లండన్ నుంచి ఇక్కడకు విచ్చేయ నున్నారు, అజాద్ స్మారక ఉపన్యాసాల సందర్భంలో ఆయన ప్రధానవక్తగా ఆహ్వానింపబడ్డారు.

చిన్నపరిశ్రమలకు బొగ్గు, ఉక్కు కొరత

చిన్నపరిశ్రమల మంత్రి హామీ

విజయవాడ, ఫిబ్రవరి 19:—

ఆంధ్ర ప్రదేశ్ చిన్న పరిశ్రమల మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నిన్న ఇక్కడకు వచ్చారు. ఆయన పారిశ్రామిక వాడలో ఆంధ్రప్రదేశ్ చిన్న పరిశ్రమల సంఘంవారు సమర్పించిన విజ్ఞప్తిని స్వీకరించారు. ఆ వినతిపత్రంలో వారు రాష్ట్రంలోని లఘు పరిశ్రమలు కోక్, బొగ్గు సరఫరా లేనందువల్ల కొన్ని మూసివేసే టటువంటి స్థితిలో వున్నాయనీ, అందువలన వాటి సరఫరాకు ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాలనీ, సరిహద్దు రాష్ట్రాలలో బొగ్గు నిల్వల ఏర్పాటు పద్ధతి వుండదనీ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కొన్ని తరగతులకు చెందిన ఇనుము, ఉక్కువస్తువులపై కంట్రోలు ఎత్తివేసినా వాటి వ్యాపారస్తులు ఇంకా కోటా ధృవపత్రాలు కావాలని నిర్బంధం చేస్తున్నారని ఈ విషయంలో ప్రభుత్వం తగిన ప్రచారం చేసి సహాయ పడాలని కోరారు.

కొన్ని ముఖ్యమైన ఉక్కు సరుకులు ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకొనవలసి వస్తున్నదని, రెండుకోట్ల రూపాయలు అవసరం వుండే ఆయిదులక్షల రూపాయల వస్తువుల కోటా యిచ్చిందనీ ఇందువల్ల ఒక్కొక్క పరిశ్రమకు నూరు రూపాయల కోటాలు వచ్చి దిగుమతి చేసుకోవడంలో క్లిష్టత ఏర్పడుతున్నదన్నారు.

పరిశ్రమలకు ఇస్తున్న ప్రభుత్వ సహాయంలో జరుగుతున్న ఆలస్యాలు, వాటి నివారణకు ఏర్పాటు చేయబడిన చట్టం అమలు జరపడంలో కలుగుతున్న ఆలస్యం ముడిపదార్థాలనిల్వలు మొదలైన విషయములను వారు పేర్కొన్నారు. పరిశ్రమల సంఘ కార్యదర్శి శ్రీ కాజ పద్మనాభరావు విజ్ఞప్తి సమర్పించారు. మంత్రిగారు తమ సమాధానంలో ఇలా అన్నారు. "మన రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలకు కావల్సిన ముడి సరుకులలో యాభై శాతం సరుకును నిల్వ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక వాడలలో కాకుండా ఇతరత్రా వుండే పరిశ్రమలకు 17 శాతం నుండి ఇరవై శాతంవరకు నిల్వ చేస్తుంది" అన్నారు. ఆయన ఇంకా ఇలాఅన్నారు: 'మనకు కావల్సిన కోటా సరుకు త్వరగా సరఫరా కావడానికి మాసేందుకని కేంద్రంలో ఒక లైజాన్ ఆఫీసరును నియమించాలని ప్రభుత్వం నిశ్చయించింది.

మనరాష్ట్రంలో ఇప్పుడు చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందు తున్నాయి. మనకు నాలుగు ఏండ్ల క్రిందట 1400 టన్నుల ఇనుము, ఉక్కు కోటా వుండగా ఇప్పుడు 15వేల టన్నులు, వస్తున్నది. కాని అది మనకు సరిపోవడం లేదు.

మీరు మీవస్తువుల ప్రచారంఎక్కువగా చేసుకోవాలి. దానికి మీరేపూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తప్పక సహాయం చేస్తుంది.'

కౌన్సిలుమండలి ఉపాధ్యక్షులు శ్రీ జి. ఎస్. రాజు పారిశ్రామికవాడలోని ఉద్యోగుల, కార్మికులకు కావల్సిన వసతులను గురించి చెప్పారు.

మంత్రి ఇక్కడనుంచి రాజమండ్రి వెళ్ళారు.

థాయ్ సరిహద్దున నేలకూలిన విదేశ విమానం

దర్యాప్తు ప్రారంభం

(ఆంధ్రప్రభ విలేఖరి) బాంగ్‌కాక్, ఫిబ్రవరి 18:—

తమ సరిహద్దు ప్రాంతంలో నేలకూలిన రెండు విమానాలను గురించి థాయిలెండ్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నది. 'బర్మా', సరిహద్దులలో ప్రవేశించిన విదేశీ విమానాన్ని వెన్నాడిన బర్మా విమానంతో వెన్నాడిన తరువాత రెండు విమానాలు కూలిపోయాయి.

బర్మాలోని కొమింటాంగు సైనికులకు రహస్యంగా ఆయుధ సామగ్రిని ఈ విమానం చేరవేసి ఉండవచ్చుని, బహుశా ఇది ఫోర్మోసాకు చెంది ఉండవచ్చుని భావిస్తున్నారు.

గాంధి ప్రచురణాలయం

ఆరుగ్రంథాల ఆవిష్కరణ

కాకినాడ, ఫిబ్రవరి 18 :—

కాకినాడ గాంధీ ప్రచురణాలయం అనువాదం చేసి ప్రచురించిన ఆరు గ్రంథాలకు విద్యామంత్రి శ్రీ యస్. బి. పి. పట్టాభిరామారావు ఇటీవలం పురమందిరంలో ఆవిష్కరణమహోత్సవం జరిపారు. శ్రీ యం. వి. కృష్ణారావు అతిథులకు స్వాగతం చెప్పారు. శ్రీ టి. రామచంద్రరావు నివేదిక చదివారు.

గాంధీ మహాత్ముని ఆదర్శాలు, సిద్ధాంతాలను గూర్చి మంత్రి ప్రస్తావించారు. వాటిని ప్రజలు ఆచరించవలసిందిగా మంత్రి విజ్ఞాపనచేశారు.

టోక్యో, ఫిబ్రవరి 17:—

సాంఘిక జీవిత భీమా పద్ధతి ప్రకారం హెచ్చు రుసుము కావాలని కోరుతూ, జపాన్‌లోని 72000 మంది డాక్టర్లు, 30 వేలమంది దంతవైద్యులు నేడు 24 గంటలసేపు సమ్మె ప్రారంభించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లి

కార్యవర్గానికి కొత్త సభ్యుల ఎన్నిక

ఢిల్లీ, ఫిబ్రవరి 16:—

ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీ నేడు తన 24 మంది సభ్యుల కార్యవర్గంలోను 12 మంది సభ్యులను ఎన్నుకొంది.

ఆగ్నేయ ఆసియాకు కేటాయించిన స్థానాలలో ఒకదానికి సింహళాన్ని ఎన్నుకొనడానికి ఇండియా చేసిన కృషి ఫలించలేదు.

అసెంబ్లీ కార్యవర్గం సభ్యులను ఎన్నుకొనడానికి ముందు ఇండియా ప్రతినిధివర్గం నాయకుడు శ్రీ బి. ఎల్. టాండన్ అసెంబ్లీ జనరల్ కమిటీ కార్యవర్గంలో సభ్యత్వానికి ఎన్నిక కాగల అభ్యర్థుల జాబితాను సిద్ధం చెయ్యడంలో భౌగోళికంగా స్థానాలు కేటాయింపు అవసరాన్నిగాని, ఆగ్నేయ ఆసియా జనాభానుకూడా లెక్కలోకి తీసుకోలేదని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ బోర్డులో యిప్పుడు రెండు ఆసియాదేశాలు యింతకుముందే అందులో సభ్యత్వంకల నేపాల్, థాయ్‌లెండ్‌లకు మాత్రమే పరిమిత మైంది.

ఎగ్జిక్యూటివ్‌బోర్డు నేడు ఎన్నికైన రాజ్యాలు: అమెరికా, ఐస్‌లాండ్, పాకిస్తాన్, ఇటలీ, నైజీరియా, పోలెండ్, స్పెయిన్, చిలీ, సెనెగల్, జపాన్, ఇరాక్, ఇజ్రాయెల్.

చిలీ, నైజీరియాలు ఏడాదివరకు, పాకిస్తాన్, ఐస్‌లెండ్‌లు రెండేళ్లవరకు సభ్యత్వం కలిగి వుంటాయి.

బోర్డులో మిగిలిన సభ్యులతో ఆరు రాజ్యాలు క్రిందటి సంవత్సరం, ఆరు 1959 లోను ఎన్నికైనాయి. వీటి సభ్యత్వం మూడు సంవత్సరాలు. అవి అర్జెంటీనా, ఘనా, ఐర్లెండ్, జోర్డాన్, కొరియా,లక్సెంబర్గ్, నేపాల్, పెరూ, సూడాన్, థాయ్‌లెండ్, బ్రిటన్, వెనిజులాలు.

అసెంబ్లీ నేడు తన సాధారణ బడ్జెట్‌లో మలేరియా నిర్మూలన వ్యయాన్నికూడా చర్చించింది.

తూర్పుగోదావరి జిల్లా పరిషత్

మీటింగ్‌హాలుకి ప్రారంభోత్సవం

కాకినాడ, ఫిబ్రవరి 18 :—

కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన మీటింగ్ హాలుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య ప్రారంభోత్సవం జరిపారు. అటవీశాఖ మంత్రి శ్రీ యం. పళ్ళంరాజు ఈ సందర్భంలో జరిగిన సభకు అధ్యక్షత వహించారు.

అంతకు ముందు జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ టి. రామస్వామి అతిథులకు స్వాగతం చెప్పారు.

చిన్న సిటివనరులు, తదితర విషయాలకు సంబంధించిన కొన్ని అధికారాలను పంచాయతీ సమితులకు ప్రభుత్వం అప్పగిస్తుందని శ్రీ సంజీవయ్య వెల్లడించారు.

చిన్న సిటివనరులకు చెందిన అధికారాలని అంగీకరించ వద్దనీ, ఈవిషయం ప్రభుత్వానికి తెలుపవలసిందనీ శ్రీ పళ్ళంరాజు పంచాయతీ సమితులకు సలహా ఇచ్చారు.

శ్రీ యు. సత్యనారాయణ కృతజ్ఞత తెలిపారు.

గతసంవత్సరంలో ఇండియాకు వచ్చిన విదేశీయులు

ఢిల్లీ, ఫిబ్రవరి 16:—

గత సంవత్సరం నవంబరు లోపల ఇండియా రావడానికిగాను మొత్తం 26,349 మంది విదేశీయులకు వీసాలు మంజూరుచేయబడినట్లు అధికార వర్గాలవల్ల తెలుస్తున్నది.

వీరిలో 13,970 మంది యాత్రికులు, 2,906 మంది వ్యాపారులు, 1769 మంది విద్యార్థులు.

విదేశీయులలో అధిక సంఖ్యాకులు అమెరికా నుంచి వచ్చారు. వీరు 11,197 మంది దాకా వున్నారు. ఇతర జాతీయులు వీరు: ఆస్ట్రేలియా—740, ఫ్రెంచి—1,464, జర్మన్—2400 ఇండోనేసియన్—1452, ఇటాలియన్—1,068, ఇరానియన్—527, పోర్చుగీస్—437, రష్యన్—759, స్విస్—561, థాయ్—524.

ఫ్రాన్సును వీడిపోరాదని కర్నల్ ట్రింక్వెట్‌పై నిషేధాజ్ఞ

కాటంగా సైన్యం నడపడానికి అంగీకరించిన ఫ్రెంచి సేనాని

పారిస్, ఫిబ్రవరి 17:—

కాటంగా సైన్యానికి నాయకత్వం వహించడానికి అంగీకరించిన ఫ్రెంచి సేనాని కర్నల్ రోజర్ ట్రింక్వెట్ దేశంవదలి పోరాదని ఫ్రెంచి ప్రభుత్వం ఉత్తరువు చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

గతరాత్రి ఆయన పారిస్‌నుండి ఎలిజబెత్ విల్లీకి విమానంలో బయలుదేరి పోవలసి వుండేది. కానీ చివరి నిముషంలో తన ప్రయాణాన్ని ఆయన విరమించుకున్నారు.

కర్నల్ ట్రింక్వెట్ దేశంలోనే వుండిపోవలసిందని ఫ్రెంచి ప్రభుత్వం ఉత్తరువు చేసినట్లు తెలుస్తున్నది. కానీ అధికారరీత్యా ఏలాంటి ప్రకటన వెలువడలేదు.

శ్రీ శార్వరినామ సంవత్సర

ఫాల్గుణ శుద్ధ షష్ఠి

1961 ఫిబ్రవరి 20, సోమవారం

షష్ఠి రా 1—09 వరకు

అశ్విని ప. 11—44 వరకు

వర్జ్యం: ఉ 7—41 మొదలు 9—22 వరకు

కాంగోలో శాంతి స్థాపనకు ఘనా పథకం

కేవలం ఆఫ్రికన్లతో కూడిన సేనను సమితి ఏర్పాటు చేయాలని ఎన్‌క్రుమా సూచన

ఖైదులోవున్న లుముంబా అనుచరుల సమాచారం తెలుపవలసిందిగా కసావుబూకు దయాళ్ లేఖ

మిత్రరాజ్యసమితి, న్యూయార్కు, ఫిబ్రవరి 19:— కాంగోలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను స్వీకరించే నిమిత్తం, ఇతర సేన లన్నిటినీ నిరాయుధం కావించి, సమితి ఆధ్వర్యాన కేవలం ఆఫ్రికన్లతో మాత్రమే కూడిన ఒక క్రొత్త సేనను ఏర్పాటు చేయాలని, ఘనా నిన్న సమితి సెక్రటరి జనరల్ శ్రీ హామర్షెల్డ్‌కు సూచించింది.

హామర్‌షెల్డులో తనకు గట్టి విశ్వాసం ఉన్నదనీ, లియోపోల్డ్‌విల్లీ ప్రభుత్వం ఆయనతో సహకరించ గలదనీ ప్రెసిడెంట్ కసావుబూ నిన్న హామీనిచ్చారు.

నిర్బంధంలోవున్న లుముంబా ప్రధాన అనుచరుల సమాచారాన్ని వెను వెంటనే తనకు తెలుపవలసిందిగా కోరుతూ శ్రీ దయాళ్ ప్రెసిడెంట్ కసావుబూకు ఒక లేఖ పంపించారు.

ఆఫ్రేషియన్ రాజ్యాలు మొన్నరాత్రి భద్రతాసంఘంలో ప్రతిపాదించిన తీర్మానానికి అనుకూలంగా అమెరికా, బ్రిటన్లు వోటు చేయవచ్చునని, ఇక్కడి రాజ నీతిజ్ఞులు భావిస్తున్నారు.

కాంగోలో శాంతిభద్రతలను స్థాపించే నిమిత్తం ...క్కడి సేన లన్నిటినీ నిరాయుధం కావించి, ...లం ఆఫ్రికన్లతో కూడిన ఒక క్రొత్త ...న్యాన్ని సమితి ఆధ్వర్యం క్రింద ఏర్పాటు ...యాలని సూచిస్తూ ఘనా ప్రసిడెంట్ ...క్రుమా ఒక పథకాన్ని సమితి సెక్రెటరీ ...రల్ శ్రీ హామర్‌షెల్డ్‌కు అందజేశారు.

...తాను న్యూయార్క్‌కు వచ్చి ఈపథకాన్ని ...రించి సమర్పించ గలనని శ్రీ యన్‌క్రుమా, ... హామర్‌షెల్డుకు తంతివార్తద్వారా తెలియ...శారు.

శ్రీ యన్ క్రుమా పథకంలో ఈక్రింది ముఖ్యాంశాలు సూచించబడినవి:

1. కాంగోలో సమితి ఆధ్వర్యాన ఒక క్రొత్త సేనను నిర్మించాలి.

2. పూర్తిగా ఆఫ్రికన్లతోమాత్రమే ఏర్పాటు చేయబడగల ఈసైన్యం కాంగోలో శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యతను స్వీకరించింది.

3. కాంగోలోని ప్రస్తుత సేన లన్నిటిని నిరాయుధీకరించాలి. ఆ సేనలు వాటి బ్యారక్కులకు తిరిగి వెళ్ళి తమ ఆయుధాలను సమితి ఏర్పాటుచేసిన కొత్త సేనకు స్వాధీన పరచాలి.

4. కాంగో జాతీయ సేనను పునర్నిర్మించాలి. ఆపిదప ఆసేనా సహాయంతో వివిధ తిరుగుబాటు ముఠాలను లొంగదీయాలి.

5. కాంగో సేనలో పని చేస్తున్న ఆఫ్రికేతర సిబ్బందిని యావత్తూ వెను వెంటనే బర్తరఫ్ చేయాలి.

6. సమితి క్రొత్త సేన, నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖయిదీలందరినీ విడుదల చేసి, తన ఆధ్వర్యంక్రింద కాంగో పార్లమెంటు పునస్సమావేశం కావడానికి తోడ్పడాలి.

7. కాంగోనుంచి విదేశీ రాయబారు లందరూ తక్షణం వెళ్ళిపోవాలి.

ఈ పథకం తాలూకు ప్రతిని భద్రతా సంఘం ప్రతినిధులందరికీ అందజేసి, వారి జవాబును వెను వెంటనే కోరవలసిందిగా శ్రీ శ్రీ ఎన్ క్రుమా శ్రీ హామర్ షెల్డుకు విజ్ఞప్తి చేశారు.

(మిగతా 2 వ పేజీలో)

కాంగ్రెసు కార్యవర్గం నిర్ణయాలు

(1 వ పేజీ తరువాయి)

గత జనరల్ ఎన్నికలలో కాంగ్రెసు పరాజయం పొందిన నియోజకవర్గాలలో తీసుకోవలసిన నిర్మాణాత్మక చర్యలను గురించి సిఫారసులు పంపవలసిందిగా కేంద్ర ఎన్నికలసంఘం ప్రదేశ్ ఎన్నికల సంఘాలను కోరుతున్నది. ఈ విషయంలో తమ సిఫారసులను ప్రదేశ్ ఎన్నికల సంఘాలు జూన్ నెల లోగా కేంద్ర ఎన్నికలసంఘానికి అందజేయ వలసి వుంటుంది.

ఎన్నికలకు అభ్యర్థులనియామకం విషయంలో కాంగ్రెసు యిప్పుడు మరొక కొత్త ఆచారాన్ని కూడా ప్రవేశపెట్టింది.

ప్రదేశ్ ఎన్నికలసంఘాలు తమకు యిష్టమయిన అభ్యర్థులకు పార్టీటిక్కెట్లనిచ్చి ఎక్కువ అర్హతగల అభ్యర్థులను త్రోసిపుచ్చకుండా ఉండేనిమిత్తం నిష్పక్షపాతంగా అభ్యర్థుల నియామకం జరిగే విధంగా చూడడంకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రతినిధిని నియమించనున్నది.

కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు ఈ క్రింది సభ్యులు ఎన్నికైనారు:

శ్రీ పంత్, శ్రీ దేబర్, శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ కామరాజనాడార్, శ్రీ జగ్‌జీవన్‌రాం, శ్రీ హఫీజ్ మహమ్మద్, కాంగ్రెసు ప్రెసిడెంట్ ఎక్స్ ఆఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

కేంద్ర క్రమశిక్షణ సంఘానికి కొత్తగా ఈ క్రింది సభ్యులు ఎన్నుకొనబడ్డారు:

శ్రీ మొరార్జీదేశాయ్, శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి, శ్రీమతి ఇందిరాగాంధి, శ్రీ జగ్‌జీవన్‌రాం, శ్రీ బల్వంతరాయ్ మెహతా.

ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ వ్యవహారంపై చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18:— కాంగ్రెసు పార్లమెంటరీబోర్డు నేడు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెసు వివాదంపై చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రభానుగుప్త, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానందలకు మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలను పార్లమెంటరీ బోర్డు పరిశీలించింది.

రాష్ట్ర శాసనసభలో గవర్నరు ప్రసంగానికి హాజరు కాకుండా డాక్టర్ సంపూర్ణానంద్ వర్గం వారు నిరసన తెలిపిన విషయాన్ని పార్లమెంటరీ బోర్డు ముఖ్యంగా చర్చించింది. తన అనుచరుల చర్యను సమర్థిస్తూ, డాక్టర్ సంపూర్ణానంద్ పార్లమెంటరీబోర్డుకు నాలుగు పేజీల లేఖ వ్రాశాడు.

వర్కింగ్‌కమిటీ సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18:— కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నేడు నూతన కేంద్ర పార్లమెంటరీబోర్డు సభ్యులను నియమించింది. ఈ సభ్యులు ఇంతకుపూర్వంకూడా పార్లమెంటరీబోర్డు సభ్యులుగా ఉన్నారు. వీరిపేర్లు: శ్రీ ఎన్. సంజీవరెడ్డి, శ్రీ దేబర్, శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీ కామరాజనాడార్, శ్రీ జగ్‌జీవన్‌రాం, శ్రీ హఫీజ్‌మహమ్మద్,

వర్కింగ్‌కమిటీ నేడు కాంగ్రెసు క్రమశిక్షణ సంఘంలో ఈ క్రిందివారిని సభ్యులుగా నియమించింది.

శ్రీ మొరార్జీదేశాయ్, శ్రీ జగ్‌జీవన్‌రాం, బల్వంతరాయ్‌మెహతా, శ్రీలాల్ బహదూర్‌శాస్త్రి, శ్రీమతి ఇందిరాగాంధి.

వచ్చే జనరల్ ఎన్నికలదృష్ట్యా, కాంగ్రెసుసంస్థ ఎన్నికలను వాయిదా వేయవలసిందిగా ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు చేసిన సూచనను అధిష్ఠాన వర్గం ఆమోదించింది.

భావనగర్ కాంగ్రెసులో ఆమోదించబడిన సూత్రాలను అనుసరించి ఎన్నికల ప్రణాళికను తయారుచేయడానికి వర్కింగ్‌కమిటీ ఆరుగురు సభ్యులతో కూడిన ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘంలో శ్రీ సంజీవరెడ్డి, శ్రీ నెహ్రూ, శ్రీదేబర్, శ్రీ పంత్, శ్రీ చవాన్, శ్రీ సి. సుబ్రహ్మణ్యం సభ్యులుగా నియమించబడ్డారు.

ఈ ఉపసంఘం తయారుచేసిన ప్రణాళిక సెప్టెంబరులో మదరాసులో జరుగనున్న ఎ. ఐ. సి. సి. లో చర్చించబడగలదు.

సింగరేణి గనులకు వ్యాగన్ల కొరత

వెంటనే తగు చర్యలు గైకొనాలని బొగ్గు ఉత్పత్తి, సరఫరాల కంట్రోలర్‌కు విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 18:— గనులవద్ద నుంచి బొగ్గును చేరవేయడానికి వ్యాగన్లకు తీవ్రమైన కొరత ఏర్పడిందనీ, ఈ పరిస్థితి ఇప్పటివలెనే కొనసాగేపక్షంలో ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో నిర్దేశించిన విధంగా మార్చినెలాఖరుకు 30 లక్షల టన్నుల సాలుసరి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం సాధ్యంకాదని సింగరేణి బొగ్గుగనుల అధికారులు బొగ్గు ఉత్పత్తి సరఫరాల కంట్రోలర్‌కు తెలియబరచారు.

ఇప్పుడు గనులవద్ద గుట్టలు గుట్టలుగా పేరుకొని పడివున్న బొగ్గు నిల్వలను వెంటనే అక్కడనుంచి చేరవేయక పోయినట్లయితే, వత్తిడికి, ఒరిపిడికి నిప్పుపుట్టి బొగ్గునిల్వలు దగ్ధమై పొగల ప్రమాదం వున్నదనికూడా అధికారులు తెలియబరిచారు.

బొగ్గు ఉత్పత్తి సరఫరాల కంట్రోలర్ శ్రీ ఎ. జామన్, ఐ. సి. ఎస్., ఈనెల 23 వ తేదీన హైదరాబాద్ రానున్నారు. వ్యాగన్ల కొరత పరిస్థితిని గురించి ఆయన గనుల ప్రతినిధులతోనూ, డివిజనల్ రైల్వే అధికారులతోనూ చర్చిస్తారు.

సింగరేణి గనుల సమీపంలో ఇప్పటికి 70 వేల టన్నులకుపైగా బొగ్గు నిల్వలు పడివున్నాయని గనుల అధికారి ఒకరు నేడు 'ఆంధ్రప్రభ' ప్రతినిధితో జరిపిన గోష్ఠిలో తెలియజేశారు. ఇక కొత్తగా బొగ్గుతవ్వితే పోసేందుకు ఏమాత్రం జాగాలేని పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన చెప్పారు.

ఉత్పత్తి ఇప్పటివలెనే కొనసాగాలంటే నెలకు 11,500 వ్యాగన్లు గానీ లేక ఇంకా ఎక్కువగా గానీ బొగ్గును చేరవేయవలసి వుంటుందని ఆయన తెలియజేశారు. ఒక్కొక్క గనికి రోజుకు కనీసంగా అవసరమయ్యే వ్యాగన్ల సంఖ్య యీ క్రింది విధంగా వున్నట్లు ఆయన పేర్కొన్నారు:

కొత్తగూడెం	225 వ్యాగన్లు
తాండూరు:	165 వ్యాగన్లు
యెల్లందు:	60 వ్యాగన్లు

అనగా మొత్తం రోజుకు 450 వ్యాగన్లు అవసరమై వుండగా ప్రస్తుతం రోజుకు 350 వ్యాగన్లు మాత్రం సరఫరా అవుతున్నవి.

ఈ పరిస్థితిని గురించి గత కొద్ది వారాలుగా రైల్వే అధికారులకు ఎన్ని పర్యాయాలు తెలియబరచినా కనుపించని ఫలితమేమీ లేదని ఆయన చెప్పారు.

గత డిసెంబరు నెలలో 11,406 వ్యాగన్లు అవసరమని గనుల అధికారులు, కోరగా, 9384 వ్యాగన్లు మాత్రం సరఫరా చేయబడినవనీ, ఈ కొరత కారణంగా ఆ నెల ఉత్పత్తిలో ఒక షిఫ్టును ఆపివేయవలసి వచ్చిందని ఆ అధికారి తెలియజేశారు.

జనవరి నెలలో సగటున ఏక్కొక్క రోజుకు వ్యాగన్ల సరఫరా ఈ క్రింది విధంగా వున్నది:

	అవసరమైనవి:	లభ్యమైనవి:
మొదటివారం	373	321
రెండవవారం	349	310
మూడవవారం	363	306
నాలుగవవారం	348	997

ఫిబ్రవరి మొదటి వారంలో సగటున రోజుకు 437 వ్యాగన్లు అవసరంకాగా 351 వ్యాగన్లు మాత్రమే సరఫరా చేయబడినవి. రెండవ వారంలో 444 వ్యాగన్లు అవసరమని కోరగా 365 వ్యాగన్లు మాత్రమే సరఫరా అయినవి.

ఆదివారాలు కూడా బొగ్గును వ్యాగన్ల కెత్తాలన్న విషయాన్ని రైల్వే అధికారులు పదే పదే అడుగుతున్నారనీ, ఎన్ని ఇబ్బందు లున్పటికీ గనుల అధికారులు అందుకు కూడా అంగీకరించారనీ, అయినా ఆదివారాలలో కూడా వ్యాగన్లకు కొరతగానే ఉందని గనుల అధికారి తెలియజేశారు.

జనవరి నెలలో ఆదివారాలలో బొగ్గును చేరవేసేందుకు 948 వ్యాగన్లు అవసరమని కోరగా, రైల్వే అధికారులు 873 వ్యాగన్లు మాత్రమే సరఫరా చేశారనీ, ఇక ఈనెలలో ఇంతవరకు 255 వ్యాగన్లు కోరగా 156 మాత్రమే సరఫరా చేయబడ్డాయనీ ఆయన తెలియజేశారు.

సిమెంటు ధరల నిర్ణయం

కేంద్రప్రభుత్వ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:— సంచులు లేకుండా విడిగా అమ్మే సిమెంటు ధరను ఫిబ్రవరి 20వ తేదీనుంచి అమలులోనికి వచ్చేవిధంగా స్థిరీకరించడానికి భారతప్రభుత్వం నిశ్చయించినట్లు నిన్న ప్రకటించబడింది.

జనపనార సంచుల ధరలు అస్థిమితంగా వుంటున్నందువల్ల, ఆయా కాలాలలో సంచుల ధరను బట్టి ప్యాకింగు ఛార్జీలను ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్ణయించగలదని అధికార పత్రికా ప్రకటన ఒకటి పేర్కొన్నది.

సిమెంటు అమ్మకం ధరలు ఇంతవరకు సంచితోసహా నిర్ణయింపబడేవి. కాని ఈమధ్య జనపనార ధర పెరిగింది. పైపెచ్చు ధర అస్థిమితంగా వుంటున్నది. 1961 జనవరినుంచి ఒకసారి వాడిన సంచులనే తిరిగి ప్యాకింగుకు వాడడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇక మిదట సంచితోసహా సిమెంటు ధరను నిర్ణయించడం వీలుకాని పరిస్థితి ఏర్పడింది.

మామూలు పోర్ట్‌లాండ్ సిమెంటు ధరను సంచులులేకుండా టన్ను 104.60 రూపాయలు చొప్పున ప్రభుత్వం స్థిరపరచింది. ఈధర ఫిబ్రవరి 20వ తేదీనుంచి అమలులోకి వస్తుంది. ప్యాకింగు ఛార్జీలను ఫిబ్రవరి 20 వ తేదీనుంచి మార్చి 31 వ తేదీవరకు టన్నుకు (20 కొత్త సంచులు) 17 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. అనగా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు మామూలు పోర్ట్‌లాండ్ సిమెంటు ధర సంచులతో సహా టన్ను 121.60 రూపాయలు.

ఫిబ్రవరి 19వ తేదీ అర్ధరాత్రి లగాయతు ఫ్యాక్టరీల నుంచి పంపబడే సిమెంటుకు ఈధర వర్తిస్తుంది. ఈ ధరలకు అనుగుణంగా, స్టాకిస్టులు సిమెంటును చిల్లరగా అమ్మవలసిన ధరను రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి నిర్ణయిస్తాయి.

చైనా సబ్‌మెరీన్ల శక్తి

అమెరికా సైనికాధికారి హెచ్చరిక

(ఆంధ్రప్రభ విలేఖరి)

టోకియో, ఫిబ్రవరి 18:— సబ్ మెరీన్లను ఎక్కువగా సమకూర్చుకొన్న దేశాలలో చైనా నాలుగవస్థానం ఆక్రమించినదని, పసిఫిక్ సముద్ర ప్రాంతంలోని అమెరికా జలాంతర్గామి విధ్వంసక దళాల కమాండర్ వైస్ అడ్మిరల్ జాన్ తాబ్ నేడు ప్రకటించారు.

స్థానిక యుద్ధాలలో చైనా సబ్‌మెరీన్లు ప్రమాదకర శక్తిగా పరిణమించవచ్చునని ఆయన అన్నారు. చైనావారు స్వయంగా సబ్‌మెరీన్లను తయారు చేస్తున్నారని అమెరికన్ సైనికాధికారి వైస్ అడ్మిరల్ తాబ్ అన్నారు.

రాజీనామా తప్పదా?

(1 వ పేజి తరువాయి)

బస్‌రూట్లను క్రమపద్ధతిలో స్వాధీనపరచుకోగలమని తాము భావించామని, అలా కాకుండా రెండవ ఉత్తరువులో తారుమారులు చేయడం జరిగిందని, ఇది రాజ్యాంగం 14 వ నిబంధనకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ మనోహర్ ప్రసాద్, శ్రీ కుమరయ్యగార్లు తమ తీర్పులో యిలా పేర్కొన్నారు:

"పిటిషన్‌దార్లపట్ల కక్షతో మంత్రి ప్రవర్తించినట్లు జాతీయకరణ పథకం అమలుజరిపిన విధానంపట్ల స్పష్టమయింది. దీనివల్లనే ఈకేసు విచారణలో మంత్రి పాల్గొనడానికి అర్హత కోల్పోయారు. పక్షపాత దృష్టితో ప్రవర్తించినప్పుడు విచారణలో పాల్గొనే హక్కును న్యాయమూర్తులే కాకుండా, న్యాయదృష్టితో వ్యవహరించవలసిన బాధ్యతాయుత వ్యక్తులు కూడా కోల్పోగలరు.

పిటిషనర్ల అఫిడవిట్‌లో ఈ క్రింది వివరాలు వెల్లడయ్యాయి. రవాణామంత్రి శ్రీపట్టాభి రామారావుగారు శ్రీ బుచ్చయ్యద్వారా, శ్రీతుమ్మల రామ కోటయ్యకు కబురు చేశారు. ఆతరువాత నరసరావుపేట నుండి మంత్రితో ట్రంక్ ఫోన్‌ద్వారా శ్రీ రామకోటయ్య మాట్లాడారు. ప్రదేశ్ కాంగ్రెసు ఎన్నికల వ్యవహారంలో వ్యక్తిగతంగా తనతో మాట్లాడడానికి హైదరాబాదుకు రావలసిందని శ్రీ రామకోటయ్యను మంత్రి కోరారు. తరువాత హైదరాబాదుకు శ్రీ రామకోటయ్యవచ్చినపుడు తమ గ్రూపును బలపరచడానికి కొందరు సభ్యులను కూడగట్టాలని శ్రీ పట్టాభి రామారావుగారు శ్రీ రామకోటయ్యకు చెప్పారు.కాని శ్రీరామకోటయ్య ప్రయత్నం విఫలమయింది. ఈవిషయాన్ని మంత్రికి తెలియజేశారుకూడా.

కాని పిటిషనర్ గట్టిగా ప్రయత్నించి ఉంటే ఇది సాధ్యమయిఉండేదని, మంత్రి హెచ్చరించారట తనతో సహకరించనందుకు "నీసంగతిఏమవుతుందో చూసుకో" అని శ్రీ పట్టాభిరామారావు బెదిరించినట్లు పిటిషన్‌దారుడుతన అఫిడవిట్టులో స్పష్టం చేశారు.

శ్రీ పట్టాభి రామారావుగారు అఫిడవిట్లలో వెల్లడయిన సమాచారం నిజం కాదని అన్నారు. అడ్వకేట్ జనరల్ తనవాదనలో బాధ్యతాయుత పదవులలోఉన్న తప్పుసమాచారాన్ని ఎందుకు అందజేయవలసిన అవసరం ఉండగలదని పేర్కొన్నారు.

ఉభయ పక్షాలవాదనలను సమీక్షిస్తూ హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో యింకా యీవిధంగా పేర్కొన్నారు;

"న్యాయనిబంధనలముందు అందరుఒకటే. దరిద్రులు, ధనికులు, బాధ్యతాయుతస్థానాలలో ఉన్నవారు అనే విచక్షణలేదు.అందరకు ఒకేవిధమైన న్యాయనిబంధనలనుఅన్వయించాలి. ఉన్నతపదవిలో ఉన్నవారు చెప్పిన మాటలు అన్నీ పూర్తిగా నిజమని భావించడానికి వీలులేదు. చెప్పినది సందర్భోచితంగా ఉన్నదాలేదా అని పరిశీలించడంలో చాలముఖ్యం. పిటీషనర్ల అఫిడవిట్లలో వెల్లడయిన సమాచారం ఏంతవరకు నిజమో పరిశీలించి చూడాలి"

"రవాణామంత్రి సమర్పించిన అఫిడవిట్లలో శ్రీ బుచ్చయ్యగురించి మొదట తెలియదని స్పష్టంచేశారు. ఆతరువాత రెండవ అఫిడవిట్‌లో ఆయనతో పరిచయం గురించి స్పష్టంగా చెప్పలేదని మంత్రి పేర్కొన్నారు.

శ్రీ రామకోటయ్య మంత్రి నరసరావుపేట నుండి ట్రంక్‌ఫోన్ రాలేదని శ్రీ పట్టాభిరామారావు అన్నారు.

పిటిషన్‌దారులు టెలిఫోన్ చేసినట్లు బిల్లులను కూడా దాఖల్ చేశారు. దీనితో వారు ట్రంక్ ఫోన్ చేసినట్లు బుజువయింది. మంత్రి చెప్పిన మాటలు నిజంకాదనడానికి ఈ బిల్లులే సాక్ష్యం. ఆధారంలేని మంత్రి అఫిడవిట్‌కంటె పిటిషన్ దార్ల అఫిడవిట్‌నే ఆమోదించక తప్పదు.

శ్రీ రామకోటయ్య హైదరాబాదులో మంత్రితో సంభాషణలు జరిపి ఇంటనుండి బయటకు వచ్చినప్పుడు తానుచూసినట్లు శ్రీ ఆదినారాయణ మరొక అఫిడవిట్‌లో పేర్కొన్నారు. శ్రీ ఆదినారాయణ ప్రదేశ్‌కాంగ్రెసు ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సాక్ష్యం కూడా నమ్మదగినదిగా ఉంది.

శ్రీ బుచ్చయ్యతో మంత్రికి గల పరిచయం నరసరావుపేటనుండి ట్రంక్‌ఫోన్ ఎన్నికల ప్రచారం గురించి కాదని తగు ఆధారాలతో శ్రీ పట్టాభిరామారావు అఫిడవిట్ దాఖలుచేసి ఉంటే విశ్వసించడానికి వీలయ్యేది. కాని మంత్రి పిటిషన్ దార్లు తనకు తెలియదనడం అసలు విషయాన్ని దాటవేయడానికి చేసిన ప్రయత్నమనకక తప్పదు. పిటిషన్‌దార్లు తమ అఫిడవిట్లకు అనేక ఆధారాలు చూపారు. వారుచూపిన ఆధారాలు కాదనడానికి వీలులేదు"

ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రముఖ పాత్రను నిర్వహిస్తున్నందున, పైనయివ్వబడిన ఆధారాలను దృష్టిలో పెట్టుకొన్నప్పుడు, ఆయన పిటిషనర్‌దార్లను ఎదిరించి ఉండవచ్చని చెప్పడం అసంగతమైనదేమీ కాదు. ఈ బెదిరింపు ప్రత్యేకంగా బస్‌రూట్ల జాతీయకరణ సందర్భంలో జరిగిందనేది గమనించాలి.

పిటిషన్‌దార్ల విషయంలో మంత్రి కక్షతో, పక్షపాతదృష్టితో ప్రవర్తించినందున ఈకేసు విచారణలో పాల్గొనడానికి ఆయన అనర్హులయ్యారు.

గుంటూరు జిల్లాలో బస్సురూట్ల జాతీయకరణ పథకంలో సవరణలుచేస్తూ మంత్రి యిచ్చిన ఉత్తరువును హైకోర్టు న్యాయమూర్తులు కొట్టివేశారు.

లుముంబా పక్షం వారి నిర్మూలనకు కుట్ర

[1 వ పేజీ తరువాయి]

లియోపోల్డ్‌విల్లీలోని అధికారులు లుముంబా అనుయాయులైన సైనికులను చాలమందిని అరెస్టుచేసి విమానాలద్వారా, దక్షిణ కాసై రాష్ట్రానికి తీసుకు పోతున్నారని నేడిక్కడ ప్రకటింపబడింది.

సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ సమితి కార్యదర్శి హామర్‌షెల్డ్‌కు ఒక లేఖ వ్రాస్తూ, "మానవ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లియోపోల్డ్‌విల్లీలో, రాజకీయవాదుల అరెస్టులు విపరీతంగా జరుగు తున్నవని, తత్పరితంగా భయవిహ్వల ఆందోళనకర పరిస్థితులు ఉత్పన్న మవుతున్నవని" తెలియచేశారు.

తండోప తండంగా జరుగుతున్న ఈ అరెస్టులు, విపరీత విపత్కర పరిస్థితులకు దారితీయగలవని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. లియోపోల్డ్‌విల్లీలోను తదితరచోట్ల గత అక్టోబరు నవంబరు నెలలో జరిగిన అరెస్టుల ఉదంతాలను ఆయన, తన లేఖలో పేర్కొంటూ, వాటిని, హామర్‌షెల్డ్ దృష్టికి తీసుకువచ్చారు.

ఆయన తమ లేఖలో ఈ విధంగా స్పష్టీకరించారు: "క్రిందటి వారం నుంచి లియోపోల్డ్‌విల్లీలో, ఎలాంటి కారణం లేకుండానే, పెక్కుమంది రాజకీయవాదుల అరెస్టులు జరుగుతున్నవి. దక్షిణ కాసై రాష్ట్ర ప్రధాన నగరమని చెప్పబడుతున్న లియోపోల్డ్‌విల్లీ అధికార ప్రాంతం కానటువంటి, బాక్వాంగాకు, ఈ రాజకీయవాదులను, లియోపోల్డ్‌విల్లీ అధికారులు చెరబట్టి తీసుకుపోతున్నారు.

రాజకీయవాదుల అరెస్టులు, తరలింపు, "రహస్యంగా" జరుగుతున్నప్పటికీ, నిర్బంధితుల బంధు మిత్రులవల్ల, మిత్రరాజ్యసమితి ప్రతినిధి కార్యాలయానికి ఈ వార్తలు తెలియ వచ్చాయి. నిర్బంధితుల బంధు మిత్రులు ఈ సంఘటనల పట్ల అమిత భయాందోళనలను వ్యక్తపరుస్తున్నారు.

ఈ విధంగా తరలింపబడ్డ ఈ రాజకీయ వాదులను, బంక్వాంగా చేరిన మరుక్షణంలో, పూర్తిగా తుడిచిపెట్టడానికి సర్వసన్నాహాలు పూర్తి అయినవనే వదంతులు వ్యాపించాయి.

ఒరియంటేల్ రాష్ట్ర ప్రెసిడెంటు ఫిన్నత్‌ను హత్యచేశారనే వదంతులు వ్యాపించినవని, కాని ఈయన హత్యచేయబడిన తేదీ మాత్రం తెలియ రావడం లేదని, కాంగోలీస్ తౌల్కిప్రభుత్వ కార్యదర్శి లుంబాలాను మరికొంత మందిని ఫిబ్రవరి 14 వ తేదీన హతమార్చినట్లు కూడా పుకార్లు వ్యాపించాయని శ్రీ రాజేశ్వరదయాళ్ తమ లేఖలో పేర్కొన్నారు.

మద్రాసుకు బ్రిటిష్ రాణి ఆగమనం

పౌరుల ఘన స్వాగతం

మద్రాసు, ఫిబ్రవరి 19— నేటి సాయంకాలం బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఆమె భర్త డ్యూక్‌ఆఫ్ ఎడింబరోలకు మద్రాస్ నగరం ఘనస్వాగత మిచ్చింది.

విమానాశ్రయంలో మద్రాస్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిష్ణురామ్‌మెధీ, బ్రిటిష్‌రాణికి స్వాగతం చెప్పి పుష్పగుచ్ఛాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి శ్రీ కామరాజనాడార్ ఎడింబరో మెడలో పుష్పహారాన్ని వుంచారు.

నగరంలో వున్న కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు విమానాశ్రయంవద్ద వారికి స్వాగతమిచ్చారు.

మద్రాస్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి శ్రీ రాజమన్నార్, శాసనసభాధ్యక్షులు శ్రీ చెరియన్, స్పీకర్ డాక్టర్ కృష్ణారావు, మంత్రివర్గ సభ్యులు, మేయర్ పార్లమెంటు సభ్యులకు ముఖ్యమంత్రి శ్రీ నాడార్, బ్రిటిష్ రాణీ పరిచయం చేశారు.

రాజభవన్‌లో జరిగిన సన్మానసభకు1200 మంది ప్రముఖులు,మంత్రులు,న్యాయమూర్తులు హాజరయారు.

తాజా వార్తలు

స్టాన్లీవిల్లీకి ఆయుధాల సరఫరాను నిషేధించుటకు సూడాన్ ప్రయత్నం

కయిరో, ఫిబ్రవరి 19:— స్టాన్లీవిల్లీ ప్రభుత్వానికి అరబ్ రిపబ్లిక్ తమ భాగంమీదుగా ఆయుధాల సరఫరాను నిషేధించాలని సూడాన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. సూడాన్ భూభాగంమీదుగానే స్టాన్లీవిల్లీ రాష్ట్రంతో సంబంధం కల్పించుకోడానికి మార్గం ఉన్నది.

గిజెంగా ప్రభుత్వానికి చైనా గుర్తింపు

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

ట్యోకియో, ఫిబ్రవరి 19:— అంటోయిన్ గిజెంగా నాయకత్వాన ఏర్పడిన స్టాన్లీవిల్లీ ప్రభుత్వాన్ని కాంగో చట్టబద్ధ ప్రభుత్వంగా చైనా పరిగణిస్తున్నదని పెకింగ్ రేడియో నేడు ప్రకటించింది. చైనా విదేశాంగమంత్రి మార్షల్ చెన్—యీ తన ప్రభుత్వ నిర్ణయాన్ని స్టాన్లీవిల్లీ ప్రభుత్వాధినేతగిజెంగాకు అందజేశారు.

త్వరలోనే స్టాన్లీవిల్లీ ప్రభుత్వంతో రాయబారాలను ఏర్పాటు చేసుకొనగలదని పెకింగ్ రేడియో వెల్లడి చేసింది.

నేపాల్‌రాజుచే రక్షణశాఖ స్వీకారం

ఖాట్మండూ, ఫిబ్రవరి 19:— నేపాల్‌రాజు మహేంద్ర నేపాల్ రక్షణ శాఖను స్వయంగా నిర్వహించడానికి నిశ్చయించారు. కోయిరాలా ప్రభుత్వపతనం తరువాత రెండు నెలలో నేడు మంత్రివర్గంలోనే ముఖ్యమైన మార్పులు జరిగాయి.

కొత్తగా సృష్టించిన దేశీయ శ్రేయోభివృద్ధి శాఖను శ్రీ బి. బి. థాపాకు అప్పగించారు.

నేడు జరిగిన మార్పులవల్ల నేపాల్‌రాజు మంత్రివర్గం ఆధిపత్యమే గాక రక్షణశాఖను కూడా నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 21 న ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గం రాజీనామా

భువనేశ్వర్, ఫిబ్రవరి 19:— ఒరిస్సా కాంగ్రెస్—గణతంత్రపరిషత్ మిశ్రమ మంత్రివర్గం ఫిబ్రవరి 21వ తేదీన రాజీనామాచేయడానికి నిర్ణయం జరిగింది. వచ్చే నవంబరు లేదా డిసెంబరులలో రాష్ట్రంలో తిరిగి సాధారణ ఎన్నికలు జరుగుతాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హరిక్రిష్ణ మెహతాబ్,ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ విజయానంద పట్నాయక్‌లు, శ్రీ సంజీవరెడ్డితో సంప్రతించి, పై నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీని రద్దు చేయవలసినదిగా గవర్నర్‌ను ముఖ్యమంత్రి కోరనున్నారు.

గణతంత్రసభ్యుడైన ఆర్థికమంత్రి, ఫిబ్రవరి 22వ తేదీన శాసనసభలో, బడ్జెట్టును ప్రతిపాదించవలసివుంది. కాని బడ్జెటు ప్రతిపాదన అనంతరం, ఈ మిశ్రమ మంత్రివర్గం ఇలాగే కొనసాగగలదన్న హామీ యిస్తేతప్ప తాను,ఆటువంటి బడ్జెట్టును అసెంబ్లీలో ప్రతిపాదించబోనని, ఆయన స్పష్టంగా చెప్పివేశారు.

ఆంధ్ర స్టేటు చార్టర్డ్ అక్కౌంటెంట్సు సంఘం

నూతన కార్యవర్గం ఎన్నిక

విజయవాడ, ఫిబ్రవరి 19:— ఆంధ్ర స్టేటు చార్టర్డ్ అక్కౌంటెంట్సు అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈనెల ఇక్కడ 19 వ తేదీన మెసర్స్ బ్రహ్మయ్య అండ్ కంపెనీ చార్టర్డ్ అక్కౌంటెంట్సు కార్యాలయంలో జరిగింది.

1961 సంవత్సరానికి ఈ క్రింద పేర్కొన్న బడినవారు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు:

అధ్యక్షులు: శ్రీ జి. వి. రామానుజరావు (విజయవాడ), ఉపాధ్యక్షులు: శ్రీ కె. మధుసూదనరావు (బాపట్ల), కార్యదర్శి: శ్రీ వి. ఉమామహేశ్వరరావు (గుంటూరు), సంయుక్త కార్యదర్శి: శ్రీ యం. సుబ్బారావు (విజయవాడ), కార్యవర్గ సభ్యులు: శ్రీయుతులు కె. రామచంద్రరావు (రాజమండ్రి) కె. వి. సుబ్బారావు (ఏలూరు) కె. వీరభద్రరావు (విజయవాడ).

లుముంబా హంతకులను విచారించి శిక్షించాలి

సమితి సామరస్య సాధక సంఘం సిఫారసు

మిత్రరాజ్యసమితి కార్యాలయం, ఫిబ్రవరి 18:— కాంగోలోని సమితి సామరస్యసాధక సంఘం అందజేసిన సిఫారసులను, శ్రీ లుముంబాను హత్యచేసిన దుండగులను నిష్పాక్షికంగా విచారణకుపెట్టి శిక్షించగలరనే విశ్వాసాన్ని వెలిబుచ్చుతూ పంపిన సందేశం పాఠాన్ని మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నేడు ప్రకటించింది.

ఈ సందేశం ప్రతులు సమితి ప్రతినిధి వర్గా...కు పంచిపెట్టబడగల వనుకుంటున్నారు.

కాంగోపై సమితి నియమించిన సలహాసంఘం ...ని ప్రచురణకు నేడు అనుమతించింది. కాంగోకు సైన్యాలను పంపిన రాజ్యాలతోనే ఈ సలహాసంఘం ఏర్పడింది. సలహాసంఘంలో సభ్యత్వంకల...ని రాజ్యాలు కాంగోనుండి తమ బలాలను ...ఉపసంహరించుకున్నందున సామరస్య సాధకసంఘం ...సిఫారసులకు తాము బాధ్యత వహింపజాలమని ...సలహాసంఘం పేర్కొన్నది.

శ్రీ లుముంబా మృతివిషయమై సామరస్య సాధకసంఘం సందేశం ఈవిధంగా తెలుపుతున్నది. "శ్రీ పాట్రిస్ లుముంబా, ఆయన యిరువురు అనుచరులు అకాలమరణం సామరస్యసాధకసంఘానికి మిక్కిలి విచారం కలిగించింది. రాజకీయ ప్రత్యర్థులకు దుర్మార్గ విధానాలద్వారా తొలగించే పద్ధతిని సంఘం తీవ్రంగా నిరసిస్తున్నది. కాంగో సమస్యపట్ల శాంతియుతంగా పరిష్కారం కాగల అవకాశాన్ని ఈ సంఘటన విలుప్తంచేసింది. దీనికి బాధ్యులయిన దుండగులు శిక్షించబడగలరనే విశ్వాసాన్ని సంఘం వెలిబుచ్చింది.

శ్రీ ఇలియో ప్రభుత్వాన్ని గుర్తిస్తూ, దానితో యితర పక్షాలకు ప్రాతినిధ్యం యివ్వాలని, కాంగోలీస్ సైన్యాన్ని రాజకీయాలనుంచి తప్పించాలనీ, కాంగోలీస్ నాయకుల సమావేశం జరిపించాలనీ, రాజకీయ నిర్బంధితులను విడుదల చేసి, త్వరలో కాంగోలీస్ పార్లమెంటును సమావేశపరచాలనికూడా సామరస్యసంఘం సిఫారసు చేసింది.

వీటి పరిశీలన పూర్తియయ్యేవరకు సామరస్య సంఘం సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలుగానే వీటిని గ్రహించాలని సలహాసంఘం సిఫారసులతో జతపరచిన నివేదిక లో పేర్కొన్నది.

శ్రీ సంపూర్ణానంద్ వర్గానికి వర్కింగ్ కమిటీ ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:— ఉత్తరప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సమావేశానికి హాజరు కానందుకు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ సంపూర్ణానంద్ వర్గంవారు, తమ క్షమాపణ తెలియచేయాలని నేడు కేంద్ర కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఆదేశించింది.

సహకార రంగంలో ముద్రణాలయాలు

అభివృద్ధికి కేంద్ర సహకారశాఖ పథకం

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 19:— దేశంలోని సహకార ముద్రణాలయాల అభివృద్ధికి సంబంధించిన ఒక పథకాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకొనడానికై పంపినట్లు తెలుస్తున్నది.

తృతీయ ప్రణాళికలో ముద్రణ సౌకర్యాలకు తగినంత గిరాకీ ఉండగలదన్న భావంతో కేంద్ర సహకాభివృద్ధి, సహకారశాఖ ఈ పథకాన్ని తయారుచేసింది.

అక్షరాస్యత పెరుగుదల వల్ల, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పాఠ్య పుస్తకాలు మొదలయిన వాటి పెరుగుదల వల్ల తృతీయ ప్రణాళికా కాలంలో ముద్రణా సౌకర్యాలకు విపరీతమైన గిరాకీ వుంటుందని ఆశించబడుతున్నది. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఇప్పుడు వున్న ముద్రణాలయాలను విస్తృతం చేయడం మాత్రమే కాక, దేశంలోని వివిధ ప్రాంతాలలో ముద్రణాలయాలను నడపడానికై సహకార రంగాన్ని మరింత పటిష్ఠం చేయడం కూడా జరుగవలసి వుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో సహకార ప్రచురణ సంఘాలను స్థాపించాలని ఈపథకంలో ప్రతిపాదించబడింది.

"రాకెట్ ప్రయాణం నిర్విఘ్నంగా సాగుతున్నది"

మే నెలాఖరులోగా శుక్రగ్రహాన్ని చేరవచ్చునని టాస్ ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 19:— సెకండుకు రెండున్నరమైళ్ళ వేగంతో శుక్రగ్రహంవైపు ప్రయాణం చేస్తున్న తమ రాకెట్ తాలూకు సమాచారాన్ని సోవియెట్ శాస్త్రజ్ఞులు విజయవంతంగా తెలుసుకొన గలిగారని టాస్ వార్తా సంస్థ నిన్నరాత్రి ప్రకటించింది.

సోవియెట్ యూనియన్ శుక్రగ్రహం వైపుకు వదిలిపెట్టిన రోదసీ నౌక సెకండుకు రెండున్నర మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తున్నది. రాకెట్‌లో శాస్త్రజ్ఞులు ఏర్పాటుచేసిన స్వయం చోదక పరికరాలు సరిగా పనిచేస్తున్నవి.

శుక్రగ్రహానికి 1,12,000 మైళ్ళ దూరం నుంచి ఈ రాకెట్ ప్రయాణం చేయగలదని తొలిగా సేకరించిన సంఖ్యా వివరాలు తెలుపుతున్నవి.

రాకెట్ నిర్ణీత స్థలానికి దాపుగా ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

మేనెల 15 తరువాత, నెలాఖరు లోగా రాకెట్ శుక్రగ్రహాన్ని చేరుకోవచ్చునని వూహించబడుతున్నది

సోవియెట్ శాస్త్రజ్ఞులు రేడియో సంబంధాల ద్వారా రాకెట్ తాలూకు వివరాలు సేకరించారని— ప్రతి అయిదురోజులకు ఒకపర్యాయం రాకెట్ సమాచారాన్ని తెలుసుకోవడానికి వీరు యత్నిస్తున్నారని టాస్ తెలుపుతున్నది.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

ఉగాది ప్రత్యేక సంచిక

128 పుటలు వెల 0—50 న. పై

మా ప్లవనామ సంవత్సర ఉగాది ప్రత్యేకసంచిక అత్యంత మనోహరంగా, ఆహ్లాదజనకంగా తయారవుతున్నది.

ఆంధ్ర, తమిళ, కన్నడ, ఉర్దూ, మళయాళ, బెంగాలీ, మున్నగు భాషల్లో పేరొందిన రచయితల నుండి వెలువడిన ఉత్తమోత్తమ కథానికలతో....

ప్రముఖ కవుల సుందర కవనాలతో....

భావ బంధురమైన వ్యాసాలతో....

కన్నులపండువ చేసే చిత్రాలతో....

పాఠకుల హస్తాల నలంకరింపబోతున్నది.

కనుక ఏజెంట్లు త్వరపడి ముందుగా తమకాపీలు రిజర్వు చేసుకోవలెను.

గడువు దాటిన పిమ్మట కాపీలు అందజేయబడవు.

ముందుగానే కాపీలకు ఆర్డరిచ్చి పాఠకులకు అందజేయడం మీ బాధ్యత.

మా ప్రత్యేకసంచిక ఇంటింటా పండుగలో పండుగ చేయగలదు.

సర్క్యులేషన్ మేనేజరు.

గరీబ్ — పరస్పర విశ్వాసం



"వాటాదార్ల అందరివద్దనుంచి సొమ్ము వసూలుచేశావా ?"

"ఈ సారి ఆ సొమ్మును ఒక సహకార బ్యాంకిలో వేసి ఋణానికి దరఖాస్తు పెట్టు"

"అప్పు ఇవ్వడానికిముందు మన సొమ్మును బ్యాంకిలో వుంచాలని ప్రభుత్వంకోరింది ఎందుకు ?"

"సొమ్ము విషయంలో మనం ప్రభుత్వాన్ని నమ్మితే, ప్రభుత్వం మనల్ని నమ్ముతుంది."

సంగ్రహ ప్రకటనలు

పుస్తకములు

1. ఆయుర్వేద ఇంజక్షను చికిత్స రు. 3.
2. ఆపరేషను వైద్యము రు. 3
3. ప్రసవ వైద్యము రు. 3

ఎం. లక్ష్మమ్మ, రేణిగుంటపోస్టు, చిత్తూరుజిల్లా

బస్సు అమ్మకం

199" డబ్లియు. బి. షెవర్లెట్—పి.6 ఇంజన్—1951 మోడల్ 38 సీటర్‌బస్—రబ్బరు కుషన్సు—సర్టైన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మంచి స్థితిలో ఉన్నది— ఇంకను ఒక 1950 మోడల్— పెట్రోల్‌బస్సు— పై వివరములతో 161" డబ్లియు. బి. 1947 మోడల్—పెట్రోల్ 30 సీటర్— మూడు బస్సులు బాగా పని చేస్తున్నవి— అమ్మకమునకు వెంటనే దొరకును— వివరములకు:

P. Thiagarajan, B.Sc. Virudhunagar Road, Aruppukottai (Ramnad Dist).

నోటీసు

విశాఖపట్నం జిల్లా చోడవరం తాలూకా కె. కోటపాడు పంచాయితీ సమితి ఏరియాలోని గామాలలో గల ఇంజనీరింగు పనులను నిర్వహించుటకు కంట్రాక్టరుగా నుండుగోరువారు అనుభవ నీయులుగా నుండి వారి పేర్లను రిజిష్టరు చేసుకొనుటకు ధరఖాస్తులు రు. 25—లు (ఇరువది ఆయిదు రూపాయిలు) చోడవరం తాలూకా నబు ట్రెజరీలో కె. కోటపాడు పంచాయితీ సమితి నిధికి చెల్లించి చలానా దరఖాస్తుతో జతపరిచి సమితి కంట్రాక్టర్లుగా నమోజా కావలయును. ఈ సొమ్ము తిరిగి ఎట్టి పరిస్థితిలోనూ వాపను చేయబడదు. ధరఖాస్తుదారులు లోగడ పి. డబ్లుడి, హైవేను డిపార్టుమెంటులో కంట్రాక్టరుగా నమోదు అయివున్న ఎడల ఎంత మొత్తమువరకు నమోదు చేయబడినదీ సర్టిఫికేటు దాఖలు చేయవలెను. లేనిచో తహశీల్దారు వారి వద్దనుంచి పొందిన అస్తి వివరములు తెలుపు మోతుబరీ సర్టిఫికేటు జతపరచవలెను.

పి. రామమూర్తి, బ్లాకుడెవలప్‌మెంటుఆఫీసరు, కె. కోటపాడు.

ప్రకటన

పంచాయితీ సమితి ఆఫీసు, ఉదయగిరి

ఇందుమూలముగా ప్రకటించడ మేమనగా, ఉదయగిరి పంచాయితీ సమితి కంట్రాక్టర్లుగా రిజిష్టరు చేసికొనకోరువారు ఒక్కొక్కరు 25లు "పంచాయితీ సమితి ఫండు—కంట్రాక్టు" రిజిస్ట్రేషను రుసుము హెడ్డునకు చలానకట్టి తహసీలుదారువారి వద్ద పొందిన సాల్వెన్సీ సర్టిఫికెట్టుతోసహా దరఖాస్తుఫారము భర్తీచేసి పంపుకోవలయును. దరఖాస్తుఫారము పంచాయితీ సమితి ఆఫీసునుండి ఆఫీసు పనిచేయు కాలములో రు. 1—00 (ఒకరూపాయి) చెల్లించి తీసికొనవచ్చును.

(సం.) పి. వి. సుబ్బయ్య, బ్లాకు అభివృద్ధి ఆఫీసరు.

టెండరు నోటీసు

1961—62 సంవత్సరమునకు కొత్తకోట పంచాయితీకి అవసరమైన ఈ క్రిందివాటిని సరఫరా చేయుటకు సీలువేసిన టెండర్లు 2—3—61 వ తేదీ సాయంకాలము 4 గంటల లోపల పంపుకోవలయును. సీలు టెండర్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరువారిచేగాని, వారి ప్రతినిధిచేగాని అందుకొనబడును. 2—3—61 సాయంకాలము 5 గంటలకు సీలువేసిన టెండర్లు టెండరుదార్ల ఎదుట తెరువబడును.

(1) 17 డూమ్ పెట్రొమాక్సు లైట్లు వెలిగించుట.
(2) సాధారణ వీధి దీపములు వెలిగించుటకు కావలసిన కిరసనాయిల్ సరఫరా చేయుట.
(3) స్టేషనరీ సామానులు సరఫరా చేయుట.
(4) పశువుకు కావలసిన మేత సరఫరా చేయుట.

ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును. ధరావతు లేని సకాలములో రాని టెండర్లు అంగీకరించబడవు.

(సం.) కె. రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

వేలం నోటీసు

పలమనేరు పంచాయితీకి చెందిన ఈ దిగువ కనుబరచిన వాట్లయందు సుంకములను వసూలు చేయు హక్కులను మరియు బస్సుస్టాండు ప్లాటుఫారములో పంచాయితీ ఆధీనమునందుగల నాలుగువర్మనెంటు స్టాల్సులలో హోటళ్ళు అంగళ్ళు నడుపుకొను బాధ్యతలను పలమనేరు పంచాయితీ ఆఫీసులో 25—2—1961 వ తేదీ శనివారము 2 గంటలకు పలమనేరు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధారిటీ వారిచేగాని లేక వారి అనుమతి పొందిన వారిచేగాని బహిరంగముగా వేలము వేయబడును. (1) వారపు పశువుల సంత (2) వారపు పశువుల సంతలో బ్రోకరు లైసెన్సు (3) వారపు కూరగాయలు వగైరా సంత (4) బస్టాండుకు ఉత్తర దిశగా క్రొత్తగా కట్టబోవు దినసరి కూరగాయల మార్కెట్టు, (5) బండ్ల పెట్టు, (6) పలమనేరు పంచాయితీ బస్సు స్టాండుకు రాగల మోటారులందు ఫీజు వసూలు చేయుట. పై ఆయిటములకు రు. 100— ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనవలెను.

మరియు కాంట్రాక్టు పద్ధతిపైన 1961—62 సంవత్సరమునకు మూడు కన్సర్వెన్సీ ఎద్దులను సప్లయి చేయుటకు, 1961—62 సంవత్సరము స్టేషనరీ సామానులు సప్లయి చేయుటకు 25—2—1961 వ తేదీ శనివారం 1 గంటలోపల సీలువేయబడిన టెండర్లు ప్రతి ఆయిటమునకు రు. 50— ధరావతు చెల్లించి పంపుకొనవలెను. హాజరైన టెండరుదారుల సమక్షమున సీల్డు టెండర్లు 1—15 గంటలకు తెరువబడును.

ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో జడిగి తెలుసుకొనవచ్చును.

పలమనేరు పంచాయతి (సం.) కె. వెంకోబరావు తేది: 14—2—1961. కార్యనిర్వాహకోద్యోగి.

ద్విసభ్య నియోజక వర్గాల విభజన బిల్లు

లోక్‌సభచే ప్రథమ పఠనం సమాప్తం

డిల్లీ, ఫిబ్రవరి 17:—

ద్విసభ్య నియోజకవర్గాల రద్దుకు ఉద్దేశించిన బిల్లుపై లోక్‌సభ నేడు ప్రథమ పఠనం పూర్తిచేసింది.

చేయాలన్న శ్రీ మహవీర్ త్యాగి సూచనను సభ తిరస్కరించింది.

ద్విసభ్య నియోజక వర్గాలను విభజించే విధానానికి సంబంధించి, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి బిల్లులో ఉన్న అంశాలకు శ్రీ ఎ.సి. జైన్ ప్రతిపాదించిన సవరణలు తమకు అందలేదని క్లాజువారీ చర్చలో కొందరు సభ్యులు పేర్కొనగా ఈ అంశాలపై చర్చ సోమవారం నాటికి వాయిదా వేయబడింది.

రిజర్వుడు స్థానాలను ఎప్పటికప్పుడు మారుస్తుండాలనీ, ఎల్లప్పుడు ఒకే నియోజకవర్గాన్ని రిజర్వుడు స్థానంగా ఉంచకుండ రొటేట్ చేస్తుండాలని శ్రీ జైన్ సవరణ ప్రతిపాదించారు.

ఈ సవరణ చాల ముఖ్యమైనది కనుక దీనిపై సభ్యులు బాగా ఆలోచించుకొనటానికి వ్యవధి కావాలని కొందరు సభ్యులు కోరగా చైర్మన్ శ్రీ ఎం.సి. ద్యూబీ ఆమోదించారు.

జైసల్మీర్‌లో నూనె అన్వేషణ

తృతీయ ప్రణాళికలో అధికం చేయటానికి ప్రభుత్వ ఉత్తరువు

డిల్లీ, ఫిబ్రవరి 17:—

రాజస్థానలోని జైసల్మీర్ ప్రాంతంలో నూనె అన్వేషణ పనులను తృతీయ ప్రణాళికా కాలంలో అధికం చేయటానికి ప్రభుత్వం నిర్ణయించుకొన్నదని గనులు, నూనెల శాఖల మంత్రి శ్రీ కె. డి. మాలవీయ నేడు లోక్‌సభలో చెప్పారు.

ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానమిస్తూ, స్టాండర్డ్ వాక్యూమ్ కంపెనీకాక ఒక అమెరికన్ సంస్థ, ఒక ఫ్రెంచి సంస్థ కూడ ఆ ప్రాంతంలో నూనె అన్వేషణ కొనసాగించటంలో ఆసక్తి చూపుతున్నవని మంత్రి చెప్పారు.

ఏషరతులపై నూనె అన్వేషణ సాగించేది తెలుపవలసిందిగా స్టాండర్డ్ వాక్యూమ్ కంపెనీకి వ్రాశారనీ, వారుగానీ, లేక మరెవరుగానీ, ఆమోదయోగ్యమైన షరతులతో ముందుకురానిపక్షంలో ఆయిల్ అండ్ నాచ్యురల్ గాస్ కమిషన్ ఈ అన్వేషణ పనిని చేపట్టగలదని కూడ శ్రీ మాలవీయ చెప్పారు.

బొఖారోలో ఉక్కు ఫ్యాక్టరీ

కేంద్ర మంత్రి సర్దార్ స్వర్ణసింగ్ వివరణ

దుర్గాపూర్, ఫిబ్రవరి 17:—

బొఖారోలో, పబ్లిక్‌రంగంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పడానికి, విదేశం కలిసివచ్చినా దానితోసహకరించగలమని కేంద్ర మంత్రి సర్దార్ స్వర్ణసింగు నేడిక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలియ చేశారు.

అయితే ఈ ఫ్యాక్టరీ ఏరీతిని వుండాలో ఆ పథకాన్ని తాము తయారు చేశామని, దానిని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించగలదని ఆయన అన్నారు.

దీనికి కావలసిన పరికరాలను విదేశాలనుండి దిగుమతి చేసుకుంటామని, మూడు నాలుగు నెలలో ప్రత్యేక యింజనీర్లు తమ నివేదికను అందజేయనున్నారని, ఈ ఫ్యాక్టరీ ఏటా 10 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగలదని ఆయన అన్నారు.

అస్సాం నిర్వాసులు

వ్యస్థానాలకు తిరిగి వెళ్ళడానికి విముఖత

ఢిల్లీ, ఫిబ్రవరి 16:—

అస్సాంలో యిటీవల భాషావివాదం పరంగా అక్కడినుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్ళిపోయిన శరణార్థులు అస్సాంకు తిరిగి వెళ్ళడానికి యిష్టపడక పోవడం పెద్ద చిక్కుగా పరిణమించిందని ప్రధాని శ్రీ నెహ్రూ నేడు రాజ్యసభలో పేర్కొన్నారు.

అస్సాంలో ఈ నిర్వాసుల పునర్వ్యవస్థీకరణకు తగు ఏర్పాట్లు చేయబడినవనీ, అంతే వారు తిరిగి స్వస్థానాలకు వెళ్లకపోతే అందుకు వారి అయిష్టతే కారణమనీ కూడా శ్రీ నెహ్రూ అన్నారు.

ఇండియా 'దుర్బల' విధానం

శ్రీ గోల్వాల్కర్ విమర్శ

భాగల్పూరు, ఫిబ్రవరి 16:—

చైనా, పాకిస్థానల విషయంలో ఇండియా "దుర్బల" విధానాన్ని ఆర్.ఎస్.ఎస్. నాయకుడు శ్రీ ఎమ్. ఎస్. గోల్వాల్కర్ ఖండించారు.

కేంద్ర ప్రభుత్వపు బలహీనత కారణంగా ఉత్తర సరిహద్దులవద్ద వేలకొద్దీ చదరపు మైళ్ళ భాగాన్ని, కాశ్మీరులో సగభాగాన్ని ఇండియా నష్టపోయిందని గత మంగళవారం నాడు జరిగిన ఆర్.ఎస్.ఎస్. సమావేశంలో శ్రీ గోల్వాల్కర్ అన్నారు.

"నాగా ఉద్యమకారుల కోర్కెలకు తలఒగ్గినందుకు" కూడా ఆయన విమర్శించారు. నాగా ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలను తక్షణం ఆపుచేయాలని ఆయన సూచించారు. "మన సంస్కృతి, సంప్రదాయాలను రక్షించి, ఎన్ని కష్టనష్టాలైనా ఓర్చి దేశసమైక్యతను, భద్రతను కాపాడితే తప్ప" దేశపు అభివృద్ధి కార్యక్రమాలు విఫలమౌతవని శ్రీ గోల్వాల్కర్ అన్నారు.

'ఉత్తమ స్నేహితుడు డాక్టర్ వి. ఎస్. కృష్ణ'

కేంద్ర మంత్రి శ్రీ గోపాలరెడ్డి ప్రగాఢ సంతాపం

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 17:—

యూనివర్శిటీ గ్రాంట్సు కమిషన్ అధ్యక్షులు డాక్టర్ వి. యస్. కృష్ణ మరణంపట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ కేంద్ర రెవిన్యూ మంత్రి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి ఈ దిగువ ప్రకటన కావించారు.

"డాక్టర్ వి. యస్. కృష్ణ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 25 ఏండ్లుగా వివిధ స్థాయిలలో సంబంధం కలవ్యక్తి. ఆయన పదకొండేండ్లు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్—ఛాన్సలర్‌గా వున్నారు. నేను సిండికేటు సభ్యుడుగా వున్నప్పుడు, ప్రో—ఛాన్సలర్‌గా వున్నప్పుడు ఆయనతో సన్నిహితసాన్నిహిత్యం ఏర్పడింది. వైస్—ఛాన్సలర్‌గా ఆయన పేరు ప్రఖ్యాతులు ఆర్జించుకొన్న వ్యక్తి. మంచి పరిపాలనా దక్షుడు. ఆయన తన బాధ్యతలను చక్కగా నెరవేర్చేవారు. ఆయన తగు మనిషి. ఉత్తమ స్నేహితుడు. గతనెల 14 వ తేదీన నూతన పదవిని స్వీకరించారు. తృతీయప్రణాళికా కాలంలో ఎన్నో మహత్తర కార్యాలు నెరవేర గలవని మేమంతా ఆశిస్తున్న తరుణంలో, ఆయనకు మృత్యువు ఆసన్న మయింది."

శ్రీ డి. ఎస్. రెడ్డి సానుభూతి

హైదరాబాద్, ఫిబ్రవరి 17:—

ఉస్మానియా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ శ్రీ డి. ఎస్. రెడ్డి ఈ విషాదవార్త వినేటప్పటికీ పిడుగుపడ్డట్లయిందన్నారు.

చిరకాలమిత్రులవడంవల్ల, తమకు ఇది తీరని నష్టంగా భావిస్తున్నామన్నారు. భారత దేశానికి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కూ తీరనినష్టం వాటిల్లిందన్నారు. ఇంతవరకూ వారు చేసిన సేవను కొనియాడారు. వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియ జేశారు.

ఈ విషాదవార్త వచ్చేటప్పటికీ శ్రీ రెడ్డినిన్న యూనివర్శిటీ స్పోర్ట్సు ఉత్సవసభలో ప్రసంగిస్తున్నారు. అంతటితో సభముగించి, అందరూ నిలబడి సంతాపతీర్మానాన్ని చేశారు.

శ్రీ గోవిందరాజులు నాయుడు సంతాపం

తిరుపతి, ఫిబ్రవరి 16:—

యూనివర్‌సిటీ గ్రాంటుల కమిషన్‌చైర్మన్ డాక్టర్ వి. యస్. కృష్ణ ఆకస్మిక మరణంపట్ల శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయ వైస్‌చైర్మన్ శ్రీ గోవిందరాజులునాయుడు సంతాపం వెలిబుచ్చారు. ఏ పరిస్థితిలోను డాక్టర్ కృష్ణ కఠినంగా మాట్లాడేవారుకాదన్నారు. ఇదివారి శీలంలో ప్రత్యేకత అన్నారు.

ఆంధ్రవిశ్వవిద్యాలయాభివృద్ధికి వీరుచేసిన కృషి అపారమైనదనీ, ఇతరులను కూడా భక్తిశ్రద్ధలతో పాటుపడేటట్లు చేశారనీ, శ్రీగోవిందరాజులు నాయుడు తెలియ జేశారు. గ్రాంటుల కమిషన్ చైర్మన్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వీరిసేవలభించేదని ఆసించారనీ, వీరి మరణం వల్ల ప్రత్యేకించి ఆంధ్రవిశ్వ విద్యాలయానికి తీరని నష్టం కలిగిందని చెప్పారు. (మ. వి)

శ్రీ వావిలాల సూచన

హైదరాబాద్, ఫిబ్రవరి 17:—

డాక్టర్ వి. యస్. కృష్ణ స్మృతి చిహ్నంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఆయన పేరట అణుశక్తి పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలని శాసనసభ్యులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య నేడొక విజ్ఞప్తి కావించారు. శ్రీ వి. యస్. కృష్ణ మనదేశ విద్యావేత్తలలో ఒకరని, ఆయన మరణం వల్ల దేశానికి తీరనిలోటు కలిగినదని శ్రీ వావిలాల తమ సంతాపాన్ని ప్రకటించారు.

దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణకృషి

ఎలిజబెత్‌రాణి ప్రశంస

దుర్గాపూర్, ఫిబ్రవరి 16:—

అతి స్వల్పకాలంలో అత్యధిక ఫలితాలు సాధించిన దుర్గాపూర్ ఉక్కు కర్మాగార నిర్మాణ కృషిని ఎలిజబెత్‌రాణి నేడు ఎంతో ప్రశంసించినది. ఎలిజబెత్‌రాణి నేటిరాత్రి ఇక్కడ ఆమె గౌరవార్థం ఏర్పాటుచేయబడిన స్వాగతసభలో కొందరు ఇంజనీర్లతో ప్రసంగిస్తూ, కొద్ది కాలంలో గొప్ప ఫలితాలు సాధించిన వారి కృషిని అభినందించింది. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం బ్రిటన్ సహకారంతో నిర్మింపబడుతున్నది. ఈ కర్మాగార నిర్మాణానికి 138 కోట్ల రూపాయలు ఖర్చు కావించబడుతున్నది. భారత ప్రభుత్వం కొరకు దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తున్న బ్రిటిష్ కంపెనీ 'ఇస్కాన్' కంపెనీవారు, హిందూస్థాన్ స్టీల్ లిమిటెడ్ కంపెనీవారు, ఎలిజబెత్‌రాణికి స్వాగతం చెప్పారు.

సుమారు 700 మంది అతిథులు స్వాగత సభకు హాజరైనారు. కేంద్ర గనుల, ఇంధనశాఖ మంత్రి సర్దార్ స్వరణ్‌సింగ్, కూడా స్వాగత సభకు హాజరైనారు.

చింతపల్లి, ఫిబ్రవరి 18:—

ఆంధ్ర ప్రదేశ్ ప్రణాళికామంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి చింతపల్లిలోగల పట్టుపురుగు కేంద్రాన్ని ఇటీవల సందర్శించారు. ఈ కేంద్రాధికారి శ్రీ పి. సుందర్రావు మంత్రికి స్వాగతం చెప్పి కార్యకలాపాలు వివరించారు.

అయినంపూడి ఖూనీకేసు

ఒక ముద్దాయికి ఉరిశిక్ష

(మన విలేఖరి)

బందరు, ఫిబ్రవరి 16:—

దివితాలూకా అయినంపూడి గ్రామంలో హత్య చేయబడిన యరబర్ల సుబ్బయ్య కేసులో కృష్ణాజిల్లా అడిషనల్ సెషన్సు జడ్జి శ్రీ కె.సి. పాల 9న తీర్పు చెప్పారు. ఒకటవ ముద్దాయి తిరుమలశెట్టి సుబ్బారావుకు ఉరిశిక్ష విధించారు. నిందితులు 2 నుండి 10 వరకూ అక్రమ సంఘంగా ఏర్పడి దొమ్మీగా వెళ్లినందుకు జరిమానాలు విధించారు. నిందితులు 11, 12, 13 లను విడుదల చేశారు.

నిందితులంతా సన్నిహితబంధువులు. 1958 లో గ్రామపంచాయితీ ఎన్నికల నాటినుంచీ గ్రామస్థులు రెండువర్గాలుగా ఏర్పడి కక్షలు పెంచుకుంటున్నారు. ఒక కక్షకు 9 వ నిందితుడున్నూ గ్రామ మునసబున్నూ అయిన తిరుమలశెట్టి వెంకటస్వామినాయుకుడు. రెండవ కక్షకు ప్రాశిక్యూషన్ ప్రథమ సాక్షి.

పంచాయితీ అధ్యక్షుడు నాయకుడు. గత ఏప్రిల్ 30న పంచాయితీ అధ్యక్షులు బోర్డు ఆఫీసులో పని చేసుకుంటూండగా అతనిపైకి నిందితులు దొమ్మీగా వెళ్లారు. ఆసందర్భములో చంపబడిన సుబ్బయ్య మధ్యస్థము చేయ వెళ్లగా అతని పొట్టలో బరిశెపోటు ఫలితంగా చావు కలిగింది.

కేసును, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ మండలి శ్రీనివాసరావు నడిపారు. నిందితుల పక్షాన శ్రీయుతులు పి. లింగయ్య చౌదరి, వై. నాగభూషణం, పి. వెంకటేశ్వరరావు, యం. మాధవరావు హాజరయ్యారు.

ప్రావిడెంట్‌ఫండు చట్టం

బందరులో బియ్యంమిల్లులకు వర్తింపు: మిల్లర్ల సంఘం చర్చలు

(మన విలేఖరి)

బందరు, ఫిబ్రవరి 16—

సిబ్బంది ప్రావిడెంటు ఫండు చట్టం బియ్యపు మరలలో 20 మంది నుంచి పై బడిన సిబ్బందిని నియమించే వాటికి వర్తింపజేస్తూ, అందు క్రింద తీసుకోవలసిన చర్యలను, బియ్యపు మిల్లుల కంట్రాక్టరులకు తెలియపరిచారు. రీజినల్ ప్రావిడెంటు ఫండు కమీషనర్. అందుపై తమకు కలిగిన అనుమానాలను గూర్చి బందరు రైసు మిల్లర్సు బియ్యపు వ్యాపారుల సంఘంవారు ఒక మెమోరాండాన్ని పై ఆఫీసరుకు అందజేస్తూ వివరాలు కోరారు.

ఈక్రొత్తగా ఏర్పడిన పరిస్థితులను గూర్చి విచారించుటకు, బందరు రైసు మిల్లర్సు వ్యాపారుల సంఘంవారు మొన్న ఉదయం శ్రీ కన్యకా పరమేశ్వరీ సత్రంలో సమావేశ మయ్యారు. అధ్యక్షులు శ్రీ వేమూరి వెంకటరత్నంగారు ముందుగా యీక్రొత్త పరిస్థితిని గూర్చి వర్తకులు ఆందోళన చెంది లాభంలేదనీ, మనం న్యాయంగా, ధర్మంగా పరిస్థితులను సాకల్యంగా విచారించి స్కీము అమలులోవచ్చే యిబ్బందులను తొలగించుకునేందుకు ప్రయత్నించాలనీ పేర్కొన్నారు. అనంతరం జరిగిన సాధరణ చర్చలో సభ్యులు తమ తమ అనుభవాలను, సందేహాలను వెల్లడించారు.

జరిగిన చర్చలను క్రోడీకరిస్తూ సంఘం న్యాయ సలహాదారు శ్రీ ఎన్. భక్తవత్సలం స్కీమును ఏవిధంగా అమలు జరపాలో అధికారులతో సంప్రతించి ముందుకు సాగాలని సలహాయిచ్చారు. తదనుగుణంగా తీర్మానాలు జరిగాయి.

హోమియోపతీ వైద్య మండలి

కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయాలని డాక్టర్ మిశ్రా సూచన

హైదరాబాద్, ఫిబ్రవరి 17:—

అఖిలభారత హోమియోపతీ వైద్య మండలిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అఖిలభారత హోమియోపతీ వైద్య సంఘాధ్యక్షుడు డాక్టర్ మిశ్రా నిన్నరాత్రి ఇక్కడ సూచించారు.

ఆంధ్రప్రదేశ్ హోమియోపతీ వైద్యులు ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ మిశ్రా మాట్లాడారు. దేశంలో హోమియోపతీ వైద్యుల వ్యవహారాలకు, అఖిలభారత వైద్యమండలివలె, ఈసంస్థ ఆధ్వర్యం వహిస్తుందన్నారు.

ప్రస్తుతం హోమియోపతీ వైద్యవృత్తికి వివిధ రాష్ట్రాలలో వివిధ నిబంధనలున్నాయనీ, హోమియోపతీ వైద్యవిద్యలో కూడా పాఠ్య ప్రణాళికలు భిన్నంగా ఉన్నాయనీ, ఈవ్యవహారాలను సరిదిద్దడానికి ఒక కేంద్ర సంస్థ అవసరమనీ డాక్టర్ మిశ్రా వివరించారు. ప్రతి రాష్ట్రంలో ఒక హోమియోపతీ వైద్య కళాశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పాలని సూచించారు.

కొర్విలో ఉత్సవాలు ప్రారంభం

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి 16:—

ఇక్కడకు అయిదుమైళ్ల దూరానగల వీరభద్రస్వామివారి కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి12న ధ్వజారోహణతో ప్రారంభమైనాయి. ఫిబ్రవరి 13న శివస్వరూపుడైన వీరభద్రస్వామి వారికి భద్రకాళిఅమ్మవారికి కళ్యాణమహోత్సవం జరిగింది.

ఈఏడు దేవాలయం ఆవరణవిద్యుద్దీపాలతో అలంకరించారు. ఆనాడే మాధవపురం, అయ్యగారి పల్లె గ్రామాలకు కూడా విద్యుచ్ఛక్తిని ప్రారంభించారు. విద్యుచ్ఛక్తిశాఖ సూపరింటెండింగు ఇంజనీరు శ్రీ సి. సుదర్శనరెడ్డి ఈ ప్రారంభోత్సవం జరిపారు. రథోత్సవం ఫిబ్రవరి 21నజరగుతుంది.

ప్రణాళికా పథకాలు

మూలసమస్యను తరిచి చూడాలని ప్రణాళికా మంత్రి శ్రీ రంగారెడ్డి ప్రబోధం

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 17:—

పాఠశాలలు, ఆసుపత్రులు, బావులు నిర్మించినంత మాత్రంతో సరిపోదనీ, వీటిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఇంకా ఎంతమందికి ఇటువంటివి అవసరం అనే మూలసమస్యలను చూడవలసిఉంటుందనీ ప్రణాళికామంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి ఇక్కడ ప్రకటించారు.

జిల్లాలో ప్రణాళిక పథకాల అభివృద్ధి ఎంతవరకు జరిగిందనే విషయాన్ని చర్చించడానికి జరిగిన మొట్టమొదటి జిల్లా సమావేశానికి శ్రీ రంగారెడ్డి అధ్యక్షత వహించారు. అభివృద్ధి రంగంలో ప్రజలు పాల్గొనడం అవసరమనీ, పథకాలను అమలుపరచడంలో ఉద్యోగులు నిబంధనలనే పట్టుకు పాకులాడవద్దనీ మంత్రి తెలియజేశారు.

అడిషనల్ డేవలప్‌మెంట్ కమిషనర్ శ్రీ సి. నరసింహం మాట్లాడుతూ బి.డి. ఓ. లు పంచాయతీసమితులు, జిల్లాపరిషత్తుల చట్టంలోని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు.

జిల్లాపరిషత్ అధ్యక్షుడు శ్రీ కె. రామచంద్రారెడ్డి ప్రసంగించారు. ఇటువంటి సమావేశాలు జరపడం చాలా ముఖ్యమన్నారు.

శ్రీయుతులు సి. నరిసిరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, ఇ. చిన్నప్ప మాట్లాడారు.

అంతకుముందు కలెక్టరు శ్రీ శంకర గురుస్వామి మంత్రికి స్వాగతంచెప్పారు.

శ్రీ పి. రాజగోపాలరావు అభినందనలు తెలిపారు.

చెరుకుబిల్లుసంయుక్త పరిశీలక సంఘం

పర్యటన కార్యక్రమం

హైదరాబాద్, ఫిబ్రవరి 16:—

1960 ఆంధ్రప్రదేశ్ చెరుకు(సరఫరా,కొనుగోలు క్రమ బద్ధంచేసే)బిల్లు సంయుక్త పరిశీలక సంఘం దిగువనుదహరించిన స్థలాలలో, ఆయా తేదీలలో ఉదయం పదిగంటల నుంచి పన్నెండు వరకు, సాయంకాలం మూడు నుండి అయిదు వరకు సమావేశమవుతుంది. సంఘం ఎదుట సాక్ష్యం ఇవ్వాలనుకునే లేక పత్రాలు అందజేయాలనుకునే వ్యక్తులు, సంస్థలు ఆయా తేదీలలో ఆయాచోట్ల కలుసుకోవచ్చు.

మార్చి12:— నిజాం పంచదార ఫ్యాక్టరీ, బోధన్, నిజామాబాద్‌జిల్లా, ఏప్రిల్ 4:— తహసిల్‌దార్ ఆఫీసు, బొబ్బిలి, శ్రీకాకుళంజిల్లా, ఏప్రిల్ 5:— మునిసిపల్ ఆఫీసు,అనకాపల్లి, ఏప్రిల్6:— పంచదారఫ్యాక్టరీ, ఏటి కొప్పాక, విశాఖపట్నంజిల్లా. ఏప్రిల్ 20:— తహసిల్‌దార్ ఆఫీసు, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. ఏప్రిల్ 21:— తహసిల్‌దార్ ఆఫీసు, పిఠాపురం, తూర్పుగోదావరిజిల్లా.

వైరా పంచాయతీ అధ్యక్ష ఎన్నిక

(మనవిలేఖరి)

మధిర, ఫిబ్రవరి 13:—

మధిరతాలూకాలోని 'వైరా' గ్రామపంచాయితీ అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికలో శ్రీ శాఖమూరి సీతారామయ్య రెండు ఓట్ల మెజారిటితో ఎన్నికైనారు.

ఏడు సంవత్సరాలనంతర అనంతరం జరిగిన యీ ఎన్నికలలో మొత్తం పదిసీట్లనూ, కాంగ్రెసు అభిమానులు నాలుగు, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఆరు సీట్లు గెల్చుకొన్నారు.

శ్రీయుతులు కాజా నాగభూషణం. (కాం) యన్. సంపత్‌కు మార్(కాం) పి. రాములుగుప్త (కాం) యం. బాలశౌరి (కాం) శాఖమూరి సీతారామయ్య డంగా చిననాగయ్య, బవ్వాజి నారాయణ, చావా చినభద్రయ్య భద్రయ్య, ఇర్ల బసవయ్య, జి. తిరుమలదాసు (కమ్యూనిస్టులు) అధ్యక్షులుగా ఎన్నికైన సీతారామయ్య, జిల్లాలోని ప్రముఖ పత్రికారచయితలలో ఒకరు.

ఇదేవిధంగా లోగడనుండి కమ్యూనిస్టుపార్టీ ఆధీనంలోవున్న ఖమ్మం తాలూకాలోని కొమ్మినేని పల్లి (వండితాపురం) గ్రామపంచాయితీ ఈయెన్నికలో కాంగ్రెసు కైవసమైంది.ఏడుగురు కాంగ్రెసు అభ్యర్థులు, ముగ్గురు కమ్యూనిస్టులు ఎన్నికైనారు.

యూనియన్ ఉపమంత్రి వరంగల్‌కు ఆగమనం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

వరంగల్లు, ఫిబ్రవరి 12:—

యూనియన్ సాంకేతిక కల్చరల్ వ్యవహారాల ఉపమంత్రి డాక్టరు మన్‌మోహన్‌దాసు 8న నాగార్జున కొండ శిథిలాలను పరిశీలించి నగరానికి విచ్చేశారు. వారివెంట కేంద్రపురాతనత్వశాఖ సూపరింటెండెంటు శ్రీ కె. రామమూర్తి కూడా యున్నారు.

వారికి స్థానిక హన్మకొండ రహదారుల బంగాళాలో జిల్లా కలెక్టర్ శ్రీ మొహసిన్ బిన్‌షబ్బీర్, జిల్లా డిప్యూటి సూపరింటెండెంటు శ్రీ యస్. దేవేందర్‌గారలు స్వాగతం చెప్పారు.

డా. మన్‌మోహన్‌దాసుగారు నగరంలోని సహస్ర స్తంభాలదేవాలయం, వరంగల్లుకోట లోని పురాతన శిథిల శకలాలను పరిశీలించి రామప్ప దేవాలయమును కూడా పరిశీలించారు.

స్థానిక రహదారుల బంగళాలో మా ప్రతినిధితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలలో గ్రామాలవారిగా పురాతత్వ ప్రాముఖ్యతను కనుపెట్టుటకు సర్వేచేయు బడుతూందన్నారు. ఇప్పటివరకు తెలంగాణాప్రాంతంలో మెదక్ జిల్లా ఆంధ్రప్రాంతంలో కర్నూలు జిల్లాలో సర్వేపని పూర్తిచేయబడిందని తెల్పారు. శిథిల శిల్పాలను, ఇతర ప్రాముఖ్యత గలరాళ్లను జాగ్రత్త పరచుటకు తగిన చర్యలు కూడా తీసుకొనగలమని తెల్పినారు.

ఉయ్యూరు పాలిటెక్నిక్ తరలింపు

కృష్ణాజిల్లా పరిషత్తు సూచన

బందరు, ఫిబ్రవరి 15:—

ఉయ్యూరులో పాలిటెక్నిక్ స్థాపింపబడి, దానికిగాను శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య, శ్రీ విశ్వేశ్వరరావు, పరిసర గ్రామస్థులు యిచ్చిన భూగృహ, ధనదానాలు పేర్కొంటూ, ఆ విద్యాసంస్థను ఉయ్యూరునుంచి తరలించుట భావ్యము కాదని అచ్చటనే వుంచవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతూ యీరోజు జరిగిన కృష్ణాజిల్లా పరిషత్‌సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.

తూర్పుగోదావరి ఫిలిం ఎగ్జిబిటర్ల సంఘం

రాజమండ్రి సభలో ఏర్పాటు

(మన విలేఖరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 18:—

తూర్పు గోదావరి జిల్లా ఫిలిం ఎగ్జిబిటర్ల మహాసభ శాసన సభ్యుడు రాజా ఆర్. కె. రామచంద్రరాజా అధ్యక్షతన నిన్న ఇక్కడ జరిగింది. శ్రీ ఆలపాటి భాస్కర రామయ్య జాతీయ జెండా ఎగుర వేశారు. ఆహ్వాన సంఘాధ్యక్షుడు పులవర్తి వెంకట సుబ్బారావు స్వాగతం చెప్పారు. స్వాగత పత్రం సమర్పించారు.

శ్రీయుతులు టి. అశ్వర్ధ నారాయణ, విడమర్తి వెంకట నరసింహం, నోరి చంద్రమతీ దేవి, ఎన్. సి. శ్రీనివాసరావు, ఎమ్. ఫణిభూషణరావు గారలు ఫిలిం పరిశ్రమ, ఫిలిం ఎగ్జిబిటర్ల సమస్యలను గురించి మాట్లాడారు.

ఈ జిల్లాలో యాభైనాలుగు శాశ్వత సినిమా థియేటర్లు, పదమూడు టూరింగు సినిమాలు ఉన్నాయి.

భారత ప్రభుత్వ ఫిలిమ్సు డివిజన్ ఆఫీసును అందరికి అందుబాటులో ఉండేటట్లుగా విజయవాడలో నెలకొల్పాలని కోరుతూ ఒక తీర్మానం చేశారు. రాష్ట్రంలో కొందర ఎగ్జిబిటర్లనుండి అదనంగా వసూలుచేసిన వినోద పన్నును వాపను చేయాలనీ, సినిమాలకు లైసెన్సులు జారీ చేయుటకు ఒకేఒక శాఖ ఏర్పాటుచేయాలనీ, సినిమాలకు ఉచితంగా నీటి సరఫరా ఏర్పాటు చేయాలనీ వంటి అనేక తీర్మానాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఎగ్జిబిటర్ల సంస్థను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా ఫిలిం ఎగ్జిబిటర్ల సంఘ ఏర్పాటుకు కూడా నిశ్చయించారు.

విజయవాడలో అమెరికా సమాచారశాఖాధికారి

విజయవాడ, ఫిబ్రవరి18:—

"అంతర్జాతీయ అవగాహన పెంపొందింప జేయడంలో ఇండియా, అమెరికాల పరస్పర సాంస్కృతిక సంబంధాలు ఎంతోతోడ్పడగల"వని అమెరికా సమాచార శాఖాధికారి శ్రీ రెంచోపాగిన్ నిన్న సాయంత్రం విజయవాడలోని ఇండో అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ వారు తమ గౌరవార్థం ఇచ్చినఆల్పాహారవిందుసభలో ప్రసంగిస్తూ అన్నారు. శ్రీ జి. ఎస్. రాజు అధ్యక్షత వహించారు.

శ్రీ పాగిన్ తన ప్రసంగంలో, ఇండియాలో జరిగిన ప్రణాళికాభ్యుదయాన్ని ప్రశంసించారు. అమెరికాలో మహాత్మాగాంధీపట్ల ప్రేమాదరాభిమానాలు మిక్కుటంగా కలవని ఆయన చెప్పారు.

ప్రజాస్వామిక విధానాలకు ఏమాత్రం దెబ్బ తగలకుండా త్వరితగతిని అభ్యుదయం సాధించిన భారతీయనాయకత్వాన్ని ఆయన శ్లాఘించారు.

శ్రీ మహబూబ్ ఆలీ అభినందనలతో సభ ముగిసింది. పట్టణ ఇండో—అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షేరీఫ్ హుస్సేన్ అహ్మద్ ప్రారంభంలో స్వాగతం చెప్పారు.

తర్వాత శ్రీ పాగిన్ విజయవాడ రోటరీక్లబ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌వరల్డు ఎఫైర్సు సంస్థలు సంయుక్తంగా ఏర్పాటుచేసినసభలో అమెరికా ప్రెసిడెంటుకి అధికారాలు, చరిత్ర మొదలైన విషయాలపై సుదీర్ఘంగా ఉపన్యసించారు. అమెరికా ప్రెసిడెంటుకి ప్రపంచంలో ఏ రాజ్యాధినేతకూలేని అధికారాలుగలవని ఆయన చెప్పారు.

శ్రీ మండపాక సత్యనారాయణ స్వాగతం చెప్పారు.

శ్రీ జి. ఎస్. రాజు అధ్యక్షత వహించారు.

నిడుబ్రోలు - పొన్నూరు రైస్‌మిల్లు యజమానుల సంఘం

నిడుబ్రోలు, ఫిబ్రవరి 15:

నిడుబ్రోలు—పొన్నూరు రైస్‌మిల్లు యజమానులు మంగళవారంనాడు శ్రీ దుర్గారైస్ మిల్లులో సమావేశమై, మిల్లర్ల సంఘం ఒకదానిని స్థాపించారు. నిడుబ్రోలు పంచాయితీ ప్రెసిడెంటు శ్రీ సాముల పాటి శివరామకృష్ణప్రసాద్ అధ్యక్షతవహించారు. ఈ సంఘానికి అధ్యక్షుడుగా శ్రీ శివరామ కృష్ణప్రసాద్ ఉపాధ్యక్షుడుగా కె. వి. ఎస్. కె. మార్యప్రకాశరావు, కార్యదర్శి శ్రీ ఆలపాటి గంగయ్య, కోశాధికారిగా శ్రీ కాట్రగడ్డ సుబ్బారావు శ్రీయుతులు ఇంటూరు శ్రీమన్నారాయణ, సాముల పాటి లక్ష్మినారాయణ, ఘంటా సుబ్బారావు, పాలడు గు అంజయ్య, దాసరి వెంకటేశ్వర్లుగారలు సభ్యులుగా ఎన్నికైనారు. (మ. వి.)

హైదరాబాద్ ఔషధ ఉత్పత్తిదారుల రిట్‌లు

హైకోర్టులో త్రోసివేత

హైదరాబాద్, ఫిబ్రవరి 17:—

ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జీలను వసూలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలేదని నవాలుచేస్తూ హైదరాబాద్‌లోనిమందులతయారుచేసే కంపెనీలు దాఖలుచేసిన 5 రిట్‌దరఖాస్తులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పి. చంద్రారెడ్డి, న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర శాస్త్రి నేడు త్రోసివేశారు.

దరఖాస్తుదారులు తయారుచేసే మందులలో ఆల్కహాల్‌కూడ కలుస్తుంటుంది. ఇలాంటి మందులమీద గ్యాలన్ ఒకటికి రు. 17.50 వసూలుచేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చట్టంక్రింద అధికారం ఉన్నది. దరఖాస్తుదారుల ప్రయోగశాలలో రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఆఫీసర్లను సిబ్బందిని నియమించి వారి వేతనాలకు అయ్యే ఖర్చులనుకూడ దరఖాస్తుదారులనుంచి వసూలుచేయాలని ఉత్తరువు లిచ్చింది. ఈ ఖర్చు వసూలుచేయుటంగురించి కేంద్రచట్టంలో ఏమీలేదు.

రాష్ట్రం కేవలం పన్నువసూలుచేసే ఏజెంటు మాత్రమే అనీ, కేంద్రంచట్టంలో లేని పన్నును విధించే అధికారం దానికి లేదని దరఖాస్తుదారులు వాదించారు. పైగా మందులతయారుపై రాష్ట్రచట్టాలను కేంద్రచట్టం రద్దుపరచినదని కూడ వారు వాదించారు.

ఎస్టాబ్లిష్‌మెంటు ఛార్జీలు వసూలుచేసే అధికారాన్ని కేంద్రశాసనం ఇయ్యనప్పటికీ హైదరాబాద్ ఆబ్కారీ చట్టంక్రింద ఆ ఛార్జీలు వసూలు చేసే అధికారం రాష్ట్రప్రభుత్వాని కున్నదని న్యాయమూర్తులు నిర్ణయించారు. అందుచేత రిట్‌లు చెల్లనేరవని వారు త్రోసివేశారు.

శ్రీకాకుళంజిల్లా ఆర్థికాభ్యుదయ పథకం

(మన విలేఖరి)

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14:—

ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య, ఇరిగేషన్ మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, ఇక్కడకు వచ్చినప్పుడు శ్రీకాకుళం లో స్కౌటు బిల్డింగులో ఏర్పాటు చేయబడిన జిల్లా ఆర్థికాభ్యుదయ పథక సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ ఎల్. ఎల్. దాసుగారు స్వాగతం చెబుతూ, జిల్లా అభివృద్ధికి ఒక ప్లాను కాంగ్రెసు సంఘం తరఫున తయారు చేశామనీ, శ్రీ బి. రాజగోపాలరావు అందులో కొత్త సూచనలు కొన్ని చేశారని తెలియజేశారు.

శ్రీ రాజగోపాలరావు మంత్రులకు పథకాన్ని సమర్పిస్తూ, కళింగపట్టణంరేవు మునుపటివలె ఔన్నత్యములోకి తీసుకురావాలనీ, మెకనైజ్డు పడవల నిర్మాణం అచట నెలకొల్పాలనీ. గిరిజనుల సంక్షేమానికి తీవ్రంగా కృషిచేయాలనీ, ఆముదాల వలస, బొబ్బిలి, సీతానగరం, పంచదార మిల్లు ఉత్పత్తి అధికతరం చేయాలనీ సూచించారు.

బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, పాలకొండ, పాతపట్టణం, సోంపేటలలోనున్న నదులే చిన్న యిరిగేషను ప్రాజెక్టులు నిర్మించాలనీ, చెప్పారు.

మంత్రి శ్రీ సత్యనారాయణరాజుగారు మాట్లాడుతూ, మెమోరాండంలో నున్న భావాలు ఉత్తమమయినవనీ, ప్రగతి సూచక మయినవనీ, సహకార పద్ధతిపై ప్రాజెక్టు నిర్మాణములో నవీనత్వం ఉన్నదనీ అందుగురించి యిరిగేషన్ శాఖ నిపుణులతో చర్చించాలనీ, చిన్న చిన్న నీటివనరుల సౌకర్యం ఎలా కలిగించాలో త్వరలోనే తేల్చగలమనీ, జిల్లాలో నున్న శాసనసభ్యులు, యితర ప్రజాసేవకులు కలసి సంఘంగాఉంటే బాగుంటుందని, సూచించారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య పథకంలో చేసిన సూచనలు తమకు తృప్తిని కలిగించినవనీ, ప్రతి జిల్లాకు ఒక ఫైనాన్షియల్ కార్పొరేషన్ వుంటే బాగుంటుందన్న సూచన మంచిదేననీ, మత్స్య పారిశ్రామాభివృద్ధిలో కేంద్రప్రభుత్వం దోహదంచేస్తున్నదనీ, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తనయొక్క సహకార సంపత్తిని అందించగలదనీ, విజయనగరం సెంట్రల్ బ్యాంకు ఆధ్వర్యముక్రిందనున్న శ్రీకాకుళం జిల్లా అయిదు తాలూకాలు వేరుచేసి, శ్రీకాకుళం కోఆపరేటివ్ సెంట్రలుబ్యాంకుకు చేర్చడం తథ్యమనీ చెప్పారు.

ఈ సమావేశానికి కలెక్టరు, రివిన్యూ అధికారులు, ఇరిగేషను అధికారులు, శాసనసభ్యులు సంఘ సేవకులు హాజరయ్యారు.

నర్సాపురంలో ఆర్. టి. సి. వర్కర్ల సమావేశం

నర్సాపురం, ఫిబ్రవరి 16:—

నర్సాపురం పట్టణ కాంగ్రెసు ఆధ్వర్యమున నర్సాపురం ఎ. పి. ఎస్. ఆర్. టి. సి. స్టాఫ్‌అండ్ వర్కర్సు సమావేశం మునిసిపలు రహదారి బంగళాలో మునిసిపలు చైర్మను డాక్టరు పొన్నపల్లి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. మాజీ చైర్మను శ్రీ యర్రమిల్లి నారాయణమూర్తి సభను ప్రారంభించారు.

పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కామన సత్యనారాయణ స్వాగతం చెప్పారు.

సభలో జిల్లా యూనియను ఆధ్యక్షులు శ్రీ నరిసల్లి సత్యనారాయణ, కార్యదర్శి శ్రీ కె. ఆర్. వి. కె. మాలవ్యా, కృష్ణాజిల్లా యూనియను కార్యదర్శి శ్రీ పర్వతనేని నాగేశ్వరరావు, ప్రదేశ్ కాంగ్రెసు సభ్యులు శ్రీ పరకాల శేషావతారం, యువజన కాంగ్రెసు కార్యదర్శి శ్రీ కామన హనుమంతరావు, మునిసిపలు కౌన్సిలరు శ్రీ పాలపర్తి నరసింహరావు, నర్సాపురం డిపో ఎ. డి. సి. శ్రీ కోమూరి కోటేశ్వరరావు, కార్మికుల కోరికలను వారి యిబ్బందులను గురించి మాట్లాడారు.

ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీ కామన హనుమంతరావు, కన్వీనరుగా శ్రీ కోమూరి కోటేశ్వరరావు సభ్యులుగా శ్రీ కందికొండ కామేశ్వరశాస్త్రి, శ్రీ కడలి సాహెబ్‌గార్లతో అడ్‌హాక్ కమిటీ ఎన్నుకోడమయినది. యువజన కాంగ్రెసు కార్యకర్తలు సభలో పాల్గొన్నారు.

పొన్నూరు, ఫిబ్రవరి 16—

పొన్నూరు విజ్ఞానసమితి సర్వసభ్య సమావేశం అధ్యక్షులు శ్రీ కొత్తమాసు కృష్ణారావుగారి అధ్యక్షతన గత ఆదివారం యిచటజరిగింది. పొన్నూరులో తక్షణం సబ్‌ట్రెజరీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, తీర్మానించారు. (మ. వి)

సంగ్రహ ప్రకటనలు

టెండర్లు

ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు

యూనివర్సిటీ బిల్డింగులన్నిటికీ సాధారణ మరమ్మత్తులు చేసే పనికి సీల్డు టెండర్లు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్శిటీ రిజిస్ట్రార్ గారిచే 1—3—61 సా. 4 గం. వరకు తీసుకొనబడును. షెడ్యూల్సు స్పెసిఫికేషనులు వాటి ఖరీదు క్రింద రు. 2— చెల్లించి దరఖాస్తు మీద రిజిస్ట్రారునుండి పొందవచ్చును.

జి. వి. ఎస్. ఎల్. నరసింహం, అసిస్టెంట్ రిజిస్ట్రారు (అక్కౌంట్స్), యూనివర్శిటీ ఆఫీసు, వాల్తేరు.

ప్రకటన

కవిరాజ ఆయుర్వేద రిజిష్ట్రేషన్

పరీక్ష లేకుండా అనుభవ వైద్యులకు పై గవర్నమెంటు రిజిస్ట్రేషను దొరకగలదు. వివరములకు 50 న. పై. తో వ్రాయుడు కవిరాజ టి. యస్. రావు, చిలువూరు పోస్టు వయా తెనాలి, ఆర్. యమ్. యస్. గుంటూరు జిల్లా.

ప్రకటన

బొంబాయి హైకోర్టు ఆఫ్ జుడికేచర్ ఆర్డినరీ ఒరిజనల్ సివిల్ జూరిస్‌డిక్షన్ దావా నం. 1302 ఆఫ్ 1952.

వాదులు: అమృతలాల్ అండ్ కంపెనీ లిమిటెడ్ ఒక కంపెనీ

డిఫెండెంట్లు: జి. పెద్ద సుబ్బారాయుడు, మరి ఇతరులు.

పై దావాలో అమ్మకమునకు 1959 జూన్ 27 వ తేదీగల ఆబ్‌సొల్యూట్ డిక్రీ ననుసరించిన్నీ, 2—9—60 తేదీగల జడ్జిమెంటు ననుసరించిన్నీ, అనంతపురంజిల్లా, బళ్లారి సబ్ డిస్ట్రిక్టు తాడిపత్రిలోని దిగువ స్థిరాస్తులు బహిరంగవేలములో బొంబాయి హైకోర్టు కమిషనరు గారిచే తాడిపత్రిలో 6 వ నెంబరు స్థలము వద్ద, 20—3—61 సోమవారము మ. 12—30 గం. కు. విక్రయించబడును.

షెడ్యూలు

లాటు నం. 1

తాడిపత్రిటౌనులోవున్న భూమి (1) సర్కారుపల్లం— కులం నం. 845 సర్వే నం. లాట్ ఆఫ్ 515 డి. పరిమితి 0.21¼ యకరములు. (2) సర్కారుపల్లం—కులం నం. 845—సర్వే నం. లాట్ ఆఫ్ 515 ఇ— పరిమితి 0.48 యకరములు (3) సర్కారు పల్లం కులం నం. 845 సర్వే నం.లాట్‌ఆఫ్ 515 ఇ పరిమితి 0—17¼ యకరములు —9 వ వార్డులో మునిసిపల్ నం. 119 మరియు 120 గల సర్వే నం. 515 లో పశ్చిమ భాగంలో వున్న ఇంటితో సహా.

లాటు నం. 3

భూమి, వంశపారంపర్యమైన హక్కులతోసహా దానిమీద ఉన్న ప్రిమిసెస్‌తోను, సర్కారు మెట్ట—కులం నం. 217 సర్వే నం. 45 పరిమితి 9.88 యకరములు యోటి ... చేను అని పిలువబడే భూమి. బళ్లారి అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్టులోని తాడిపత్రి టౌనులో.

లాట్ నం. 6

భూమిఇల్లు తాడిపత్రిటౌనులో 9వ వార్డులో మునిసిపల్ నం. 130 మరియు 131 గలది. తూర్పునుంచి పడమర 36 క్యూబిట్లు— ఉత్తరంనుంచి దక్షిణం 30 క్యూబిట్లు.

లాటు నం. 7.

భూమి తాడిపత్రి టౌనులో సర్కారుపల్లం కులం నం. 106 సర్వే నం. లాట్‌ఆఫ్ 515 పి పరిమితి 0.7 యకరములు.

మిగతా వివరములకు అమ్మకం షరతులకు సదరు కమిషనరు ఆఫీసులోగాని, బొంబాయి, ఫోర్ట్, దలాల్‌స్ట్రీట్, లెంటిన్ ఛేంబర్సులో పై వాదుల తరపున అటార్నీలు, ఖండ్వాలా కోటాలాల్ ఆఫీసులోగానీ, తెలుసుకొనవచ్చును.

ఈ 1960 డిశంబరు 13వ తేది.

(సం) సరోష్ హెచ్. ఏ. వకీల్, కమిషనర్, హైకోర్టు, బొంబాయి.

ప్రకటన

పంచాయితీ సమితి ఆఫీసు, ఉదయగిరి

ఈ క్రింద కనుపరచిన పనికిగాను — 28—2—61 తేదీ 3 గం. లోగా పి. డబ్లు. డి లేక హైవేసు డిపార్టుమెంటులో రిజిస్టరు కాబడిన కంట్రాక్టర్లనుండి ఉదయగిరి పంచాయతి సమితి బ్లాకు అభివృద్ధి అధికారి వారిచే సీల్డు టెండర్లు తీసికొనబడును. టెండరు వేయు కంట్రాక్టర్లు పి. డబ్లు. డి. హైవేసు డిపార్టుమెంటులోగాని రిజిష్టరు కాబడినట్టు రిజిస్ట్రేషను చేయుఅధికారినుండి సర్టిఫికేటు జతపరచవలెను. టెండరు ఫారములు — 27—2—61 తేదీ వరకు ఆఫీసుపనిచేయు కాలములో హెడ్ గుమాస్తావారి నుండి రు. 2—04 చెల్లించి తీసికొనవచ్చును. టెండరు ఫారముతో సహా ధరావతు డిపాజిట్టు 123—00 ఉదయగిరి సబ్ ట్రెజరీలో కట్టి చలాను జతపరచవలెను. టెండర్లు తే. 28—2—61 ది సాయంత్రము 6 గంటలకు టెండరు పెట్టిన కంట్రాక్టర్ల లేక వారి ఏజంట్ల సమక్షమున తెరువబడును. టెండర్లు నిర్ణయించు అధికారి కారణము తెలుపకనే ఏ టెండరుగాని లేక అన్ని టెండర్లు గాని నిరాకరించు అధికారము కల్గియుండును. ఇంకను వివరములు పై పంచాయితీ సమితి ఆఫీసులో ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును.

1. వింజమూరు గ్రామములో ఇద్దరు అంగ ఆయిదార్ల నివాస గృహనిర్మాణముల్ను ఎస్టిమేటు రూ. 4900— ధరావతు రూ. 123—

టెండరు విధము: ఎస్టిమేటు రేట్లకు పైగా పర్సంటేజి తగ్గింపు లేక హెచ్చింపు.

పని పూర్తిచేయుటకుగడువు: 3 మాసములు.

(సం.) పి. వి. సుబ్బయ్య, ఉదయగిరి మండలాధికారి.

రేడియో

మంగళవారం, ఫిబ్రవరి 21
శక 1882 ఫాల్గుణ 2

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, 6—40 భక్తి రంజని, 7—00 తె. వా., 7—15 విజయవాడ ఎవె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 ప్రభాకాళే: ఖయాల్, మధ్యాహ్నము: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 షేక్ దావూద్: తబ్లా, 1—15 గోదావరి అంగార్కర్: సితార్, 1—30 వాద్య గోష్ఠి: [illegible] విద్వాంసులు, 1—50 తె. వా., 2—00 గోదావరి అంగార్కర్: సితార్, 2—10 ఉ. వా., 2—20 ఉన్నత పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 3—45 ఉన్నత పాఠశాలలకు, సాయంత్రము 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 కన్నడ శ్రోతలకు, 7—00 తె. వా., 7—15 మరాటీ శ్రోతలకు, 7—30 సాహిత్య నందిని, ప్రారంభ దశలో రచయితలు ఎదుర్కొను సమస్యలు, ప్రసంగము, 7—45 శ్రోతం ఉత్తరాలకు జవాబులు (ఉర్దూ), 7—50 విశ్వకవి [illegible] వంజరియా, ప్రసంగము (హిందీ), గోపాలరావ్ ఎక్బోటే, 8—00 శ్రోతలు కోరిన పాటలు, 8—30 పన్నాలాల్ ఘోష్: బాన్సురీ, 8—45 ప్రభాత్ కాళే: ఖయాల్ ఠుమ్రీ 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—30 పన్నాలాల్ ఘోష్: బాన్సురీ, 10—00 ప్రభాకాళే: ఖయాల్, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయము: 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నము: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—00 పర్వతనేని వీరయ్య చౌదరి, పి. కుప్పుస్వామి: వయొలిన్, ఎ. వెంకటేశ్వరరావు: మృదంగం, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రము: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 7—45 క్లారినెట్: విజయ విద్యాంసుడు, 8—00 హైదరాబాద్ ఎ వలె, 9—15 వాద్య గోష్ఠి, 9—30 హరికథ ముట్నూరి యజ్ఞనారాయణ శర్మ భాగవతార్, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయము: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 క. తిరుమలాచార్యులు: వీణ, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం వా., 8—15 హిం. వా. మధ్యాహ్నము: 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్ నుండి రిలే), 1—00 నేరంటం, 1—30 లలిత సంగీతం, 1—50 తె.వా., 3—30 వాద్య సంగీతం, 3—45 ఉన్నత పాఠశాలలకు (హైదరాబాద్ నుండి రిలే), 4—15 వాతావరణ సూచన, సాయంత్రము: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె.వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 సాహిత్యనందిని (హైదరాబాద్ నుండి రిలే), 7—45 బొమ్మరిల్లు పాటలు, 8—00 క. తిరుమలాచార్యులు: వీణ, 8—30 శ్రోతలు కోరిన పాటలు, 9—00 ఆం.వా., 9—45 పునశ్చరణ, 9—30 హరి కథ (హైదరాబాద్ నుండి రిలే), 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉ: 6—55 మంగళగానం, 7—15 త.వా., 7—30 వి.వి. సుబ్రహ్మణ్యం: వయొలిన్, 8—00 మధురగీతం, మ: 1—00 భజన కీర్తనలు, 1—15 వాద్యగోష్ఠి, 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 త.వా., సా: 5—30 సేలం డి. కృష్ణమూర్తి, సేలం డి. వాసుదేవన్, 7—15 త.వా., 7—30 త్రిరాగ పిడలగల్, 7—45 తిరుచ్చి వలె, 9—00 సంగీతమాల, 9—15 బెటాలియన్‌నటో, నాటిక (హిందీ), రచన: ఆరిగపూడి, 9—45 తిరుచ్చి వలె, 9—50 ప్రకటింపబడును, 10—00 సంగీతామృతం: హోశేటి వెంకటేశ్వర్లు, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉ: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 త.వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం.వా., మ: 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 మద్రాస్ ఎ వలె 1—30 ఆం. వా., 1—40 గానమంజరి, 1—50 తె. వా., 2—00 మధుర గీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సా: 5—30 సాశ్వత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం.వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 కల్యాణం రమణి, 7—00 తె. వా., 7—15 ముఖ వీణ: నిలయ విద్వాంసుడు, 7—45 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—30 మద్రాస్ ఎ వలె, 10—30 ప్రసార సమాప్తి.

గుడివాడలో అగ్నిమాపక సప్తాహం

గుడివాడ, ఫిబ్రవరి 13:— ఈ నెల 6వ తేదీనుండి 18వ తేదీవరకు గుడివాడలో అగ్నిమాపకదళ వారోత్సవములు దిగ్విజయముగా జరిపారు. ప్రజలలో అగ్ని నిరోధన్ని గురించి ప్రచారం గావించారు. యీ సందర్భములో అగ్నిమాపకదళ కార్యాలయమువద్ద రీజినల్ డివిజనలు ఆఫీసరు శ్రీ జి. కుమారస్వామిరెడ్డి అధ్యక్షతను సభ జరిగింది. జిల్లా ఫైర్ ఆఫీసరు శ్రీ టి. హెచ్. రంగారావు అగ్నిప్రమాద నిరోధక మార్గాలను వివరించారు. సబ్‌జడ్జి శ్రీ పి. సత్యానందసాగర్ మునిసిపలు ఛైర్మను శ్రీ కోగంటి రాజాబాపయ్య స్థానిక కాలేజీ ప్రిన్సిపాలు శ్రీ ఎ.ఎస్. త్యాగరాజు, హైస్కూలు హెడ్మాస్టరు శ్రీ జి. వి. రామువులుగార్లు అగ్నిమాపకదళము వారి సేవలను ప్రస్తుతించారు.



అనకాపల్లిలో హిందీ ప్రేమీమండలివారిచే నడుపబడుచున్న ఉచిత హిందీ పాఠశాల వార్షికోత్సవ సందర్భంలో తీయబడిన చిత్రం

కొణకంచి హైస్కూలుకు అగ్రతాంబూలం

స్కూల్ ఫైనల్ పరీక్షలో అధిక శాతం సాధించిన ఫలితంగా

(మన విలేఖరి)

జంచరు, ఫిబ్రవరి 15:— కృష్ణా జిల్లాలో స్కూలుఫైనల్ పరీక్షలలో అధికశాతం పరీక్షా ఫలితాలను సాధించిన హైస్కూలుగా ఈ ఏడు నందిగామ తాలూకా కొణకంచి హైస్కూలును నిర్ణయించారు.

లోగడ శ్రీ గుత్తా రాజారావుగారు బహూకరించిన రోలింగ్ షీల్డును ఆ హైస్కూలుకు బహూకరించారు.

స్కూలుఫైనల్ తరగతిలో ఒకే ఒక సెక్షన్ ఉన్న స్కూళ్ళతో, ఎక్కువ సెక్షనులు ఉన్న స్కూళ్ళు పోటీకి నిల్చజాలవనే భావంతో ఇప్పుడు ఈ రెండు వర్గాలను విడదీసి, శ్రీ రాజారావు షీల్డును ఒకటికి మించిన సెక్షనులు గల హైస్కూళ్ళకు జిల్లా పరిషత్తువారు పరిమితం చేశారు.

ఒకే ఒక సెక్షన్ గల స్కూళ్ళకుగాను రు. 500 కిమ్మతు గల మరొక షీల్డును శ్రీ ఎస్. వి. ఆర్. జి. నరసింహారావు (మైలవరం సమితి అధ్యక్షులు) ఇవ్వడానికి వాగ్దానం చేశారు. దానిని పరిషత్తువారు కృతజ్ఞతలతో స్వీకరించారు.

ఒంగోలు మునిసిపాలిటీ పరిపాలనా నివేదిక

(మన విలేఖరి)

ఒంగోలు, ఫిబ్రవరి 15:— 1959—60 సంవత్సర ఒంగోలు మునిసిపాలిటీ పరిపాలనానివేదికలో రాష్ట్రప్రభుత్వంచే ఈ క్రింది అంశాలను పేర్కొన్నది.

ప్రజల ప్రతినిధులుగా ఎన్నుకొనబడినసభ్యులు, మునిసిపల్ పరిపాలనలో ఎక్కువ శ్రద్ధచూపి, కౌన్సిల్ సమావేశాలకు సక్రమంగా ఎక్కువగా హాజరవుతూ, ప్రతిసమావేశంతో ఎజెండా ప్రకారం తీర్మానాలు చేయవలసి యున్నది.

మట్టి రోడ్లన్నీ మెటలురోడ్లుగా మార్చి, ముఖ్య కేంద్రాలలో దుమ్ములేని రోడ్లు ఏర్పాటు చేయాలి.

రోడ్ల పోషణక్రింద రు 26970 లు ఖర్చుచేయబడెను. కిరోసిన్‌దీపాల్ని ఎలెక్ట్రిక్‌దీపాలుగా మార్చాలని సలహా ఇచ్చారు.

పిల్లల విద్యావసతులకు తగిన ఏర్పాట్లు చేయాలి. మునిసిపాలిటీలో నిర్బంధ ప్రాథమిక విద్యలేదు. ప్రాథమిక నిర్బంధవిద్య స్కీము నములు చేయాలని, ఎక్కువ పాఠశాలలు ప్రారంభించాలని, పాఠశాలలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

విద్యా ప్రమాణస్థాయినభివృద్ధి పరచుటకు, రెండు హైస్కూళ్ళలో కృషిజరగాలి. క్రిందటి సంవత్సరం నివేదికలో ప్రత్యేక ఆదేశం ఒసంగి నప్పటికీ కూడా, విద్యార్థులకు వైద్యపరీక్ష జరుపుటకు తగిన చర్యలు గైకొనబడలేదని, సంవత్సరమునకొకసారియైన విద్యార్థుల కందరికీ యీ పరీక్ష జరుపుటకు చర్యలు గైకొనాలన్నారు. సెకండరీ విద్యకు, క్రిందటి సంవత్సరం రూ. 28352 లు ఖర్చుకాగా యీసంవత్సరం రూ. 49655లు ఖర్చు చేయబడెనని, కనీసపు ఖర్చుకు తగ్గించుటకు కమిషనరు ప్రయత్నించాలి.

కాకినాడ పాఠశాలలలో విస్తార ప్రసారక యంత్రాల ఏర్పాటు

(మన విలేఖరి)

కాకినాడ, ఫిబ్రవరి 17:— కాకినాడ మున్సిపాలిటీలో గల 5 ప్రాథమిక పాఠశాలలలో దృశ్యశ్రవ్య విద్యావిధానాన్ని అనుసరించి వైరు బ్రాడ్‌కాస్టింగ్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. మొదట స్పీకరు రామకృష్ణారావు పేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యక్షులు శ్రీ డి. వి. చలపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో కౌన్సిలరు శ్రీ కె. నరసింహారెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

శ్రీయుతులు మున్సిపల్ కమీషనర్ సి. వి. సుబ్బయ్య చౌదరి, ఎన్. తాతబ్బాయిరెడ్డి, బి. హెచ్. సత్యనారాయణ, అసిస్టెంట్ రేడియో ఇంజనీరు శ్రీ సి. హెచ్. సూర్యనారాయణ మూర్తి, సూపర్ వైజరు శ్రీ ఎ. ఎస్. శాస్త్రి ప్రభృతులు ప్రసంగించిరి.

శ్రీ వి. రామమూర్తి అభినందనలు తెలిపిరి.

సోంపేట సమితి అధ్యక్షుని విజ్ఞప్తి

సోంపేట, ఫిబ్రవరి 15:— ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజా శ్రీకాకుళం వచ్చినప్పుడు సోంపేట సమితి అధ్యక్షులు శ్రీ గున్న పద్మనాభరావు వారిని కలుసుకొని హైడిరాం ప్రాజెక్టును రిజర్వాయరు స్కీముగా మార్చాలనీ, కోర్లాంనుండి బుడారిసింగ్ వరకూ రోడ్డు వేయుటకు సత్వర చర్యలు తీసుకోవాలనీ, పీపి ప్రాజెక్టును సత్వరంగా నిర్మించాలనీ, శాస్త్రి నంద్రాపం, మంకిడి సాగరం రిజర్వాయరులు కట్టాలనీ కొన్ని గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయాలనీ ఒక విజ్ఞప్తిని అందజేశారు.

మంత్రులు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విద్యాసంస్థలలోని స్పెషల్ ఫీజులు

త్వరలో రద్దుకాగలవని ముఖ్యమంత్రి ప్రకటన

(మన విలేఖరి)

నెల్లూరు, ఫిబ్రవరి 16:— రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలలోని స్పెషల్ ఫీజులు త్వరలో రద్దు కాగలవనీ, ఈవిషయంలో మంత్రివర్గం త్వరలో ఒక నిర్ణయాన్ని చేయగలదనీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య మొన్న ఇక్కడ నెల్లూరుజిల్లా షెడ్యూల్డు తరగతుల, జాతుల, హరిజన క్రైస్తవుల, ముస్లింల, ఇతర వెనుకబడిన తరగతుల మహాసభను ప్రారంభిస్తూ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డు కులాల, ఇతర వెనుక బడిన తరగతుల శ్రేయస్సుకు దాదాపు అరవై మండి డెబ్బైకోట్ల రూపాయలు దాకా కేటాయించవలసి ఉంటుందన్నారు.

శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, అందరూ ముఖ్య మంత్రిని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు.

సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి మసువూబేగం హరిజనుల, ఇతరవెనుక బడినవారి పరిస్థితులను చక్కబర్చడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదన్నారు.

శ్రీ వి. సుబ్బారాయుడు అధ్యక్షత వహించారు. శ్రీ టి. ఏ. పద్మనాభరావు స్వాగతించెప్పారు. శ్రీ నానాదాస్ వందనసమర్పణ చేశారు.

క్రింది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు:

అధ్యక్షుడు శ్రీ వి. సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు శ్రీ టి. రామమూర్తి, శ్రీ ఖాజామొహిద్దీన్ కార్యదర్శులు: శ్రీ ఎ యస్. నానాదాస్, శ్రీ ఆర్. దేవదానం, జాయింటు శ్రీకుటరీలు శ్రీ ఎస్. ఎమ్. కె. మొహిద్దీన్, శ్రీ బి. శేషయ్య, శ్రీ కె. గురవయ్యగారలు.

నెల్లూరు మున్సిపల్ కౌన్సిలర్ల వినతి పత్రం

నెల్లూరు మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు సమర్పించిన ఒక వినతిపత్రానికి సమాధానమిస్తూ నెల్లూరుకు డంపవేజి స్కీమును తృతీయ ప్రణాళికలో చేర్చే అవకాశంలేకపోయినప్పటికీ, ఈ స్కీము అమలు జరిగేటట్లు చూడవలసిన నైతిక బాధ్యతలో ప్రభుత్వంమీద వున్నదన్నారు.

నెల్లూరు జిల్లాలోని రహదారుల పరిస్థితిని విషయం పరిశీలించి, అవసరమగు తీసుకోగలమన్నారు.

ఇక్కడనుండి మంత్రులు గూడూరుకుబయలుదేరి వెళ్ళారు.

ఆంధ్ర చరిత్ర

ప్రచురణకు రాజమండ్రిలో కృషి

రాజమండ్రి, ఫిబ్రవరి 16:— ఆంధ్ర చారిత్రక పరిశోధక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్. సుబ్బారావు తెనుగులోనూ, ఇంగ్లీషులోనూ అయిదు సంపుటాలుగా ఆంధ్ర చరిత్ర ప్రచురించడానికి తమ సంఘం పూనుకున్నదని చెప్పారు.

గత అయిదేళ్ళుగా ఈ సంఘానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రాంటు ఇస్తున్నదనీ, పరిశోధనని ఈ ఏడు రు. 3,000 లు దాకా ఆ గ్రాంటు పెంచాలని పేర్కొన్నారు.

ఈసంఘం గత 35 సంవత్సరాలుగా చారిత్రక శోధనాలను సాగిస్తున్నది.

ఒంగోలులో మున్సిపల్ పన్నుల వ్యవహారం

(మన విలేఖరి)

ఒంగోలు, ఫిబ్రవరి 15:— 1956లో చేసిన పన్నుల రివిజన్ చెల్లనేరదని ఒంగోలు పన్ను చెల్లింపుదారుల సంఘం మును సబుకోర్టులో వేసిన దావావిషయంలో సంఘానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, దానిపై మునిసిపాలిటీ బాపట్ల సబార్డినేట్‌జడ్జి కోర్టులో అపీలు చేయడం, ఆకోర్టు క్రిందకోర్టు తీర్పునుఖాయ పర్చడం జరిగింది. అనంతరం మునిసిపాలిటీవారు హైకోర్టులో సి. ఎమ్.పి. దాఖలు చేసి పన్నుల వసూలుకు అనుమతి కోరారు. జడ్జి శ్రీ జగన్మోహనరెడ్డి 1956లో జరిగిన పన్నుల రివిజన్‌కు పూర్వంగల పాతపన్నులు వసూలు చేసుకొను మేరకు క్రింది కోర్టు ఇంజక్షన్ సడలించారు.

మునిసిపల్ ఛైర్మన్ శ్రీ వరదా నారాయణరావు ఒంగోలు పట్టణపన్ను చెల్లింపుదారుల సంఘం మునిసిపల్‌కౌన్సిలర్ల సంయుక్త సమావేశమేర్పాటుచేసి ప్రస్తుతపరిస్థితిని చర్చించారు. ఒంగోలు మునిసిపాలిటీయొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, యీసమావేశంలో ఒక నిర్ణయం చేయబడెను. ఆ నిర్ణయంప్రకారం 1960—61 సంవత్సరాలకు, రివిజన్‌కుపూర్వంగల పన్నులప్పు వసూలు చేసికొనుటకు, 1—14—61 నుండి కనీసం 5 సంవత్సరాలవరకు, పన్నులవిధింపురేటును 5—శాతం తగ్గించుటకూ, యీనిర్ణయం ప్రభుత్వ ఆమోదానికిలోబడుమోదించారు.

విద్యాధరపురం లేబర్ కాలనీకి విద్యుచ్ఛక్తి

వెంటనే సరఫరాచేయాలని విజ్ఞప్తి

విజయవాడ, ఫిబ్రవరి 17:— విద్యాధరపురంలోని లేబర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శ్రీ పి. కోదండపాణిరెడ్డి అధ్యక్షతను 14న జరిగింది. కార్యదర్శి గత సమావేశం నుండి జరిగిన సంఘ కార్యకలాపాలను వివరించారు.

ఈక్రింది తీర్మానాలు యేకగ్రీవంగా ఆమోదించారు: కాలనీలో గతఏనిమిది మాసాలుగా కార్మికులు కాపురముంటున్నప్పటికీ, ఎన్ని విజ్ఞప్తులు పంపినా యింతవరకు విద్యుచ్ఛక్తి సప్లయిచేయనందుకు నిరసనను తెలియజేస్తూ, వెంటనే విద్యుచ్ఛక్తి సప్లయి చేయాలని కోరారు. పట్టణానికి దివరగా వున్న యీ కాలనీ నుండి తమతమ కార్యాలయాలకు వెళ్ళటానికి కార్మికులు ప్రయాణ సౌకర్యాలు లేక చాలా యిబ్బంది పడుతున్నారు. లోగడ వున్నట్లు యీపేటకు తిరిగి సిటీబస్ ఏర్పాటుచేయాలని కోరారు. ఈ కాలనీలోకి యింతవరకు వీధులుఏర్పాటు వారు రావటంలేదు. అందువల్ల వీధులను శుభ్రపరచుటకు స్వీపర్లను పంపవలసిందిగా మునిసిపల్ కమీషనరుగారిని కోరారు. ఈ విషయాలపై లేబర్ ఆఫీసరుగారు తగు చర్యలను వెంటనే తీసుకోవాలని కోరారు.

కందులూరు పొలాలలో స్త్రీ శవం

(మన విలేఖరి)

ఒంగోలు, ఫిబ్రవరి 15:— కందులూరు పొలాలలో ఒక స్త్రీ శవం కనుగొనబడినది. [illegible]

ఆ శవం మద్దాలి అన్నపూర్ణమ్మదని అంటున్నారు.

శ్రీ పి. సుబ్బారావు (పోలీసుయినస్పెక్టరు) శ్రీ పి. శ్రీనివాసన్ (డి. యస్. పి) పర్యవేక్షణ క్రింద దర్యాప్తు గావిస్తున్నారు.

లారీ ప్రమాదం

ఒక నిండులారీ ఒకటి 13వ తేదీరాత్రి ముప్పవరంవద్ద చెట్టుకు గుద్దుకొన్న ఫలితంగాలారీ డ్రైవరుకు బలమైన గాయాలు తగిలాయని సమాచారం తెలిసింది.

డ్రైవరును వైద్యశాలకు తీసుకొని వస్తూండగా దారిలో మరణించారు.

శ్రీ కె. సుబ్బారావు (పోలీసుయినస్పెక్టరు) దర్యాప్తు చేస్తున్నారు.

కారు ప్రమాదం

గుర్తు తెలియని 40 సంవత్సరాలవయసుగల స్త్రీ ఒంగోలునుండి గుంటూరు పోవుచున్న ఒక కారు ప్రమాదానికి గురై మరణించినదని తెలియజేయబడింది. ఈ సంఘటన, మద్దిపాడు సమీపమున జరిగినట్లు తెలుస్తున్నది.

వర్షాలు

క్రిందటిరాత్రి ఒంగోలులో మంచివర్షాలు జల్లులుపడినవి. ఈవర్షమువల్ల, ఎదిగిన పొగతోటలకు నష్టం వాటిల్లింది. లేత పొగతోటలకు యీవర్షం లాభకారియని తెలుస్తున్నది.

స్వతంత్రపార్టీ కార్యవర్గ సమావేశం

విజయవాడ, ఫిబ్రవరి 18:— ఆంధ్రప్రదేశ్ స్వతంత్రపార్టీ కార్యవర్గ సమావేశం ఈ నెల 15న ఇక్కడ జరిగింది. శ్రీయుతులు గౌతు లచ్చన్న, నవాబ్ అలీఖాన్, టి. పున్నమ్మ, రామచంద్రరావు దేశపాండే గార్లు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణాలో పార్టీ కార్యకలాపాలనుగురించి ఉపాధ్యక్షులు శ్రీ ఎస్. ఎన్. రెడ్డి ఒక నివేదికను సమర్పించారు. నవాబ్ అమీర్ అలీఖాన్ అభినందనలు తెలియజేశారు.

బాపట్లతాలూకా పంచాయతీ అధ్యక్షుల సంఘం

బాపట్ల, ఫిబ్రవరి 15:— బాపట్ల తాలూకా పంచాయతీ అధ్యక్షుల సంఘ సాధారణ సమావేశం 12వ శ్రీ లావు అంకమ్మ చౌదరి అధ్యక్షతన జరిగింది. కాల్వగట్లు, పోరంబోకులు మొదలవచ్చే ఆదాయం అంతా పంచాయతీలకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ఇంకా కొన్ని ప్రధాన తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల విషయం గుంటూరు జిల్లా కలెక్టరుకు నివేదించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

బందరులో పెన్నుల దొంగతనం

(మన విలేఖరి)

బందరు, ఫిబ్రవరి 16:— బందరులోని ఒకస్టోర్సులో 12వ తేదీన దొంగలుపడి దాదాపు 1600 రూపాయల కిమ్మతు చేయుపెన్నులను దొంగిలించారని తెలియచేయబడింది.

రాబర్ట్‌సన్‌పేట పోలీసువారు దర్యాప్తు జరుపుతున్నారు.

కనుపూరు కాలువ స్కీము

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యచే శంకుస్థాపన

(మన విలేఖరి)

నెల్లూరు, ఫిబ్రవరి 18:— కనుపూరు కాలువ స్కీముకు సంబంధించిన ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య 14న శంకుస్థాపన చేశారు. పబ్లిక్‌వర్క్సు శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు అధ్యక్షత వహించారు.

నెల్లూరు, రాపూరు తాలూకాలలోని అరవై ఒక్కవేల ఎకరాలకు నీరు సరఫరాచేసే ఈకాలువ రెండు దశలలో నిర్మిస్తారు. మొత్తం రు 179 లక్షల 59 వేలు ఖర్చు కాగలదని అంచనా. మొదటి దశకు 69 లక్షల 59 వేలు ఖర్చు. ఈ కాలువ ద్వారా తొంభై ఒక్కచెరువులకు నీరు లభిస్తుంది. 24 మైళ్ళు పోయిన తర్వాత, మరి పదిమైళ్ళు డిస్ట్రిబ్యూటరీగా ప్రవహించి కండ్లేరులో పడుతుంది. అఖరుదశ పనికి రు 110 లక్షలు ఖర్చు కాగలదు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య శంకుస్థాపన చేస్తూ స్కీము విజయవంతం కావడానికి ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జీవనదుల జలాలను పూర్తిగా వ్యవసాయాభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వం ఆత్రుతచెందుతున్నదన్నారు.

మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ శాసనసభ్యుడు శ్రీ వి. కోదండరామరెడ్డి నిరంతరకృషి ఫలితంగా ఈ స్కీము వచ్చిందన్నారు. త్వరలో స్కీము అమలుకు వైతులందరూ తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీ వి. కోదండరామిరెడ్డి మంత్రులకు స్వాగతమిస్తూ నెల్లూరు జిల్లాలో [illegible] చరిత్రాత్మకమైన నదిన మన్నారూ [illegible] ల్యాన్ని అభినందించారు.

డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారు ఒక సందేశాన్ని పంపుతూ నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో కాలంగా కలలుకంటున్నవాటిలో ఈ కనుపూరు కాలువ ఒకటనీ, ఆ కల నేడు నిజంకానున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.

మోటూరులో ఎ. సి. సి. సేవా శిబిరం

(మన విలేఖరి)

గుడివాడ, ఫిబ్రవరి 17:— మోటూరులో ఎ. సి. సి. కార్మికుల సాంఘిక సేవాశిబిరాన్ని కెప్టెన్ యస్. కరీం నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 14 వరకు మూడున్నర మైళ్ళు పొడవురోడ్డు వేశారు. 480మంది విద్యార్థి సైనికులు, 20 మంది ఉద్యోగులు, రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంలో మోటూరులో జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో జిల్లా బి ష్టి శ్రీ జె. యస్. వార్షే అధ్యక్షతను సభ జరిగింది. మోటూరు పంచాయతీ సమితిలోని పంచాయతీల అధ్యక్షులు, వాటి ఉద్యోగులు, చాలా మంది గ్రామస్థులు ఈసభకు హాజరయారు.

గ్రామాభి వృద్ధి కార్య క్రమాలు క్రమశిక్షణ సహకారంతో సాధించవచ్చునని ఈ రోడ్డు నిర్మాణం రుజూ చేస్తున్నదనీ, మిగతా గ్రామాలుకూడా ఈ పద్ధతి అవలంబించాలని అధ్యక్షులు సంపొయిచ్చారు.

శ్రీయుతులు ఘంటా కృష్ణమూర్తి, కె. వి భాస్కరరావు, బి. హెచ్. కృష్ణమూర్తి, వి. ప్రభాకరరావు, కెప్టెన్ కరీమ్, తదితరులు మాట్లాడారు.

శిరి గొరివేపల్లి పంచాయతీ అధ్యక్షుడు శ్రీ కె. నారాయణస్వామి, శ్రీ యస్. గంగాధరరావు తదితరులు ఇచ్చిన బహుమతులను విద్యార్థి సైనికులకు, ఉద్యోగులకు శ్రీ కటారి సత్యనారాయణరావు పంచిపెట్టారు.

కోటిలింగాలలో శివరాత్రి ఉత్సవం

రాజమండ్రి, ఫిబ్రవరి 14:— నిన్న మహాశివరాత్రి సందర్భంగా సుమారు లక్షా ఏభైవేలమంది రాజమండ్రి, పరిసర ప్రాంతాల గ్రామీణులు పవిత్ర గోదావరిలో స్నానాలు చేసి శ్రీ కోటిలింగేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్నారు. నిన్న పగలు రాత్రి పట్టణమంతా తీర్థప్రజతో కిటకిటలాడి పోయింది.

గరగపర్రు బాలయోగి దర్శనం

భీమవరం, ఫిబ్రవరి 14:— భీమవరం తాలూకా గరగపర్రు బాలయోగి నిన్న మహాశివరాత్రినాడు వేలాది ప్రజలకుదర్శనమిచ్చారు. సుమారు 12 సంవత్సరములనుంచి వీరు యోగనిష్ఠలో వుంటున్నారు. ప్రతిసంవత్సరం మహాశివరాత్రి రోజున ఆమరుచటిరోజున దర్శనమిస్తున్నారు. దర్శనము ఎప్పుడు యీమరుచటి దర్శనమిస్తున్నారు.

బౌద్ధభిక్షువులచే బర్మాప్రభుత్వ కార్యాలయం ముట్టడి

రంగూన్, ఫిబ్రవరి 17:— మత విషయికమైన పరీక్షలలో తప్పుడు పద్ధతులు అవలంబించబడినవనే కారణంతో 1000 మంది బౌద్ధ భిక్షువులు ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడించి, నిన్న ఒకసారి, ముగ్గురు మంత్రులను తమ గదులలోనుంచి బైటకురానీయకుండా అక్కడ నిర్బంధించారు.

క్రిందటిసారి జరిపిన పరీక్షలలో హాజరైన వారిపేర్లు, ఫలితాలు ప్రకటించిన జాబితాలో లేవని, అసలు పరీక్షలకు హాజరు కానివారి పేర్లు ఉత్తీర్ణుల జాబితాలో ప్రకటింపబడినవని, ఇలాగే అనేకతరహాల అపమార్గాలు ఈ పరీక్షలలో అవలంబింప బడ్డాయని బౌద్ధ భిక్షువులు తెలియచేస్తున్నారు.

'ఆర్డర్ ఆఫ్ లెనిన్'

ముగ్గురు సోవియట్ వైద్యులకు ప్రదానం

మాస్కో, ఫిబ్రవరి 16:— ముగ్గురు వైద్యులకు ఆర్డర్ ఆఫ్ లెనిన్ బిరుదు నివ్వబడినట్లు నిన్న ఇక్కడ ప్రకటించారు. సోవియట్ నాయకుల నిర్మూలనానికి ప్రయత్నాలు జరిపారని ఈ ముగ్గురిపైన పూర్వం ఆరోపణలు జరిగివున్నవి.

ఈ బిరుదు పొందినవారు ప్రొఫెసర్ వ్లాదిమిర్ వాసిలెంకో, ప్రొఫెసర్ వ్లాదిమిర్ వినోగ్రడోవ్, ప్రొఫెసర్ బోరిస్ ప్రియోబ్రాజెన్స్కీ అని సోవియట్‌వార్తాసంస్థ టాస్ ప్రకటించింది. ఈ ముగ్గురూ సోవియట్ శాస్త్ర విజ్ఞాన పరిషత్తు సభ్యులు.

సోవియట్ నాయకులను నిర్మూలించటానికి గాను ప్రయత్నాలు జరిపారనే ఆరోపణపైన నిర్బంధంలో వుంచి, తరువాత విడుదల చేయబడిన 15 మంది వైద్యులలోను వీరు కూడా వున్నారు.

నిందితులనుంచి బలవంతంగా తప్పుడు వాఙ్మూలాలు పుచ్చుకున్నారని అర్థమైన వీరిపైన ఆరోపణ జరిగింది.

డాక్టర్ వినోగ్రడోవ్ సోవియట్ ప్రధాని శ్రీ కృశ్చేవ్‌కు వైద్యుడని 1959లో వెలువడిన ప్రకటనలు సూచిస్తున్నవి.

ఇప్పుడు ఈ బిరుదులు, వైద్య శాస్త్రాభివృద్ధికి, సోవియట్ ప్రజల ఆరోగ్య రక్షణకు వీరు చేసిన విశిష్ట సేవకు గాను ఇవ్వబడినవని టాస్ వార్తాసంస్థ ప్రకటన తెలియజేస్తున్నది.

కామన్సుసభలో లేబర్ సభ్యుల తీర్మానం

బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి ఖండన

లండన్, ఫిబ్రవరి 16:— కాంగోపై బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిశితంగా విమర్శిస్తూ లేబర్ సభ్యులలో చాలమంది కామన్స్ సభలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. కాంగోలో విదేశీయులజోక్యాన్ని సమితిద్వారా అరికట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు గైకొనలేదని లేబర్ సభ్యులు తమ తీర్మానంలో ఆరోపించారు.

పాట్రిస్ లుముంబా, ఆయన అనుచరుల హత్యపట్ల పార్లమెంటు అసమ్మతిని తెలియచేయాలని ఈ తీర్మానం కోరుతున్నది.

బెల్జియమ్ సైన్యాలను ఉపసంహరించుకొనేటట్లు చేయాలని, అన్ని సైనిక దళాలను నిరాయుధం చేయాలని, కాంగో పార్లమెంటును తిరిగి సమావేశపరచాలని ఈ తీర్మానం విజ్ఞప్తి చేస్తున్నది.

ప్రెసిడెంట్ కెన్నెడీ ఆదర్శవాదం

శ్రీ చాగ్లా ప్రశంస

వాషింగ్టన్, ఫిబ్రవరి 16:— వాషింగ్టన్‌లోని ఇండియా రాయబారి శ్రీ ఎం. సి. చాగ్లా నేడు ప్రెసిడెంట్ జాన్ కెన్నెడీ ఆదర్శవాదాన్ని ప్రశంసించారు. ఆది ప్రధాని శ్రీ నెహ్రూ ఆదర్శవాదంవలెనే మహోన్నతమైనదని ఆయన ప్రెసిడెంట్ కెన్నెడీని శ్రీ సత్యజిత్‌రాయ్ నిర్మించిన 'అపూ ప్రపంచం' అనే చిత్రాన్ని చూడడానికి ఆహ్వానించిన సందర్భంలో పేర్కొన్నారు.

"ఒక్క అమెరికన్ ప్రజలేగాక యావత్ప్రపంచప్రజలు కూడా మీ ఆదర్శాలను ఆచరణలో పెట్టదగు ధైర్య విశ్వాసాలను, శక్తిని మీకు కలిగించవలసినదిగా దేవుని ప్రార్థించగలరు" అని శ్రీ చాగ్లా ప్రెసిడెంట్ కెన్నెడీతో అన్నారు.

ఈ చిత్రాన్ని చూడడానికి వచ్చినవారిలో వైట్‌హౌస్ ఉద్యోగులు, మంత్రులు, యుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుడు, కాంగ్రెస్‌సభ్యులు, విదేశాంగశాఖలోని ఉన్నతోద్యోగులు, విదేశ దౌత్య మంత్రులు, ఇండియాలో అమెరికా కొత్త రాయబారిగా పేర్కొనబడుతున్న శ్రీ కెన్నెత్ గాల్‌బ్రైత్ పత్రికా ప్రతినిధులు కలరు.

శ్రీ అనిల్ కుమార్‌దాస్ మరణం

హైదరాబాద్, ఫిబ్రవరి 18:— కొత్తైకెనాల్ అబ్జర్వేటరీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నిజామియా అబ్జర్వేటరీ డైరెక్టరు డాక్టర్ అనిల్ కుమార్ దాస్ తమ 57వ ఏట నేడిచ్చట మరణించారు.

ఖాస్ జనతా
కిరోసిన్ కుక్కర్
వంట బాగా
తేలికగా చేసుకోండి
ది ఓరియంటల్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
77, లోయర్ స్ట్రీట్, కలకత్తా-12.
KALPANA-TE.

చిట్ టెండరు నోటీసు

పనిపేరు: తిరువూరు తాలూకా కృష్ణా జిల్లాలో కట్టలేరు నదికి అడ్డముగా ఆనకట్ట కట్టుట, మరియు సప్లయి కాలువ వగైరాలు త్రవ్వుట పనులు. (చిట్యాల స్కీము)

పై వుదహరించిన పనికి సీలువేసిన టెండర్లు కె2 కాంట్రాక్టు ఫారములో శ్రీ విజయవాడ సర్కిల్ పి. డబ్ల్యు. డి. సూపరింటెండింగ్ యింజనీరు వారిచే వారి ఆఫీసులో 22—3—61 తేది సాయంత్రము నాలుగు గంటలవరకు తీసుకొనబడును. మిగతా వివరములకు సూపరింటెండింగ్ యింజనీరువారికి దరఖాస్తు పెట్టి తెలుసుకొనవలెను.

1. టెండరు ఫారముల ఖరీదు రు. 10—20
2. ప్రథమ ధరావత్తు రూ 13000—
3. అదనపు ధరావతు రూ. 13000—
4. టెండరు డాక్యుమెంట్లకు దరఖాస్తులకు ఆఖరు తేది 10—3—1961 (5 పి. ఎం.)

రి. దరఖాస్తులు శ్రీ మేనేజరు సర్కిల్ ఆఫీసు పి. డబ్ల్యు. డి. సూపరింటెండింగ్ యింజనీరు ఆఫీసుకు పెట్టుకొనవలెను.

(సం) సి. కృష్ణారెడ్డి.
సూపరింటెండింగ్ యింజనీరు,
విజయవాడ సర్కిల్.

కొరియా రిపబ్లిక్ సర్వసేనాని బర్తరఫ్

"అమెరికన్ సైనికనాయకులతో కలిసిమెలిసి మెలగనందున"

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

సియోల్, ఫిబ్రవరి 17: "అమెరికన్ సైనికనాయకులతో కలిసిమెలిసి మెలగనందున" కొరియా రిపబ్లిక్ యుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుడైన లెఫ్టినెంటుజనరల్ చొయాక్యాంగ్ నాను ఇవాళ బర్తరఫ్ చేశారు.

ఈ కారణాన్ని జనరల్ చోయీ పేరిట ఉపకరంగా రాజీనామా యిప్పించినట్లు అభిజ్ఞవర్గాల వారు. ప్రధానమంత్రి శ్రీ జాన్ ఎం జాంగు లెఫ్టినెంటు జనరల్ చెంటోయుంగ్‌కు కార్యాలయాధ్యక్ష పదవిని యిచ్చి యుద్ధతంత్ర జనరల్ చోయీకి ద్వితీయ స్థానాన్ని యిచ్చారు.

కొరియా సైనిక వ్యవహారాలలో అమెరికా సైనిక నాయకులు బహిరంగంగా జోక్యంకలిగించుకుంటున్నారని జనరల్ చోయీ బహిరంగంగా ఆరోపించారు.

తంతి తపాలాశాఖ

ఇండియన్ ఇంటర్మీడియేట్ లేదా దానికి సమానమైన పరీక్షలో చెప్పుకునున్న మార్కుల పాతిపదికమీద రు. 180—10—290—ఇబి—15—380 స్కేలులో, తంతి తపాలా శాఖలో ఇంజినీరింగు సూపర్ వైజర్లుగా నియమించే నిమిత్తం అభ్యర్థులను సెలెక్టు చేసుకొనడానికి ఉద్దేశింప బడింది. అర్హతలు: ఇండియన్ యూనివర్సిటీ ఇంటర్మీడియేట్ లేదా దానికి సమానమైన పరీక్ష — లెక్కలు, ఫిజిక్సులో 40 శాతం తక్కువ కాకుండా లేదా 3 సం. డిగ్రీకోర్సులో మొదటి సంవత్సరం జయప్రదంగా పూర్తిచేసిన అభ్యర్థులు విషయంలో పై రెండు సబ్జెక్టులలో దేనియందైనను 40 శాతము మార్కులు తెచ్చుకొని ఉండవలెను. లేదా రికూటుమెంట్ రూల్సులో నిర్ణయించిన యింజనీరింగులో డిప్లొమా పొంది వుండవలెను.

వయస్సు: 18 సం. లు. అయితే 1—1—60 తేదీకి 24 సం. లు. లోపు. షెడ్యూల్డుకులాలకు-జాతులకు చెందిన అభ్యర్థుల విషయంలో గరిష్ఠ వయఃపరిమితి 5 సం. లు. వరకు సడలింపబడును. నిర్వాసితులకు ఫ్రెంచి ప్రాంతములు, అండమానులు, నికోబార్ దీవులలోని మాజీ నివాసులకు కూడా గవర్నమెంటు జనరల్ ఆర్డర్ల ప్రకారం వయస్సులో సడలింపు చేయబడును. బయటి అభ్యర్థులనుంచి సెలెక్షన్ ద్వారా ఆంధ్ర సర్కిలుకు భర్తీ చేయబడు సుమారు ఖాళీలసంఖ్య (షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు జాతులకు రిజర్వు చేయబడిన వాటితో సహా) 24.

పై ఖాళీలేకాక, ఈ సెలెక్షన్‌తో సూరత్ జబల్‌పూర్ టెక్నికల్ అండ్ డెవలప్‌మెంట్ సర్కిలుకు ఆరు ఖాళీలు భర్తీ చేయబడును. టెక్నికల్ డెవలప్‌మెంట్ సర్కిలులో ప్రవేశం యింజనీరింగు సూపర్ వైజర్లకు బదిలీ చేయకు అవకాశాలకు తోడు, ఇంటర్ సర్కిల్ బదిలీలకు అవకాశాలున్నాయి, దానికి బదులు. అవి లేకుండా గృహవసతులు గాని యివ్వబడును.

నోటీసు యివ్వకుండ ఖాళీలసంఖ్య మార్చు చేయబడవచ్చును. దరఖాస్తులు అందుకు నిర్ణయించిన పేరున్నతో 1—4—61 లోగా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజికి పంపవలెను. దరఖాస్తు ఫారములు, కాపీలు, అందుకు నిర్ణయించిన పేరున్న, పూర్తిచేసిన ఇండియన్ పోస్టల్ ఆర్డరుద్వారా ఎనిమిది అణాలు (యాభై నయా పైసలు) చెల్లించి హైదరాబాద్, ఆంధ్ర సర్కిల్, పోస్టు మాస్టర్ జనరల్ వద్ద సరాసరి పొందవచ్చును. డిపి: 1622(8) 60

నేటి రాత్రి...
వేనకువేలు కుటుంబములు
డాల్డాతో వండిన
ఆహారమును భుజింతురు



మీ కుటుంబము
ఎందుకు
వెనకబడాలి?

డాల్డా శుద్ధమైనది, అది అతి శుద్ధమైన శాయగూరం మోపెం ఉండి తయారు చేయబడినది. డాల్డా పుష్టికరమైనది! అది ఆరోగ్యముకోసం విటమిన్‌లు చేర్చబడి వున్నది, డాల్డాతో వండిన కూరలు, పేస్టులు, పొపులేసిన వస్తువులు, చాలా రుచికరంగా నుండును. వేనకు వేల గృహిణులు తమవంట అన్నిటికీ డాల్డాను ఎన్నుకొంటున్నారు, ఆశ్చర్యంకాదు. మీ కుటుంబమువారుకూడా అట్టి దివ్యమైనవి అక్కరలేదా?

డాల్డా
వనస్పతి

హిందుస్థాన్ లీవర్ ఉత్పత్తి
DL.33-X33 TE

విశాఖపట్టణం పోర్టు

టెండరు నోటీసు

(బేక్‌వాటర్సు) మరమ్మతుల నిమిత్తం ఒక్కొక్కటి 1/2 సిడబ్ల్యూటి నుంచి 5 టన్నుల బరువుగల బోల్డర్సు క్వారీచేయడానికి అనుభవముకల కాంట్రాక్టరులనుండి నిర్ణీత ఫారములో సీల్డు టెండర్లు కోరబడుతున్నవి. సదరు టెండర్లు విశాఖపట్నం పోర్టు, సూపరింటెండింగు ఇంజనీరు గారిచే 15—3—61 బుధవారం మధ్యాహ్నం 12 గం. వరకు తీసుకొనబడును. టెండర్లు ఆదేరోజు మ. 12—30 గం. తరువాత టెండరు కమిటీచే అచట హాజరైన టెండరుదారుల సమక్షమున తెరువబడును.

టెండరు ఫారములు, స్పెసిఫికేషనులు పొందుటకు టెండరు ఫారముల పెట్టు 1కి. రు 2/— (రెండు రూపాయల వంతున) నగదుగా ఆఫీసు రోజులలో చీఫ్ అకౌంటెంట్ (పోర్టు) కు చెల్లించి సదరు నగదు రసీదు విశాఖపట్టణం పోర్టు సూపరింటెండింగ్ ఇంజనీరుకు టెండరు ఫారములు వగైరాల నిమిత్తం పెట్టుకునే అప్లికేషనుకు జతపరచి పంపవలెను.

పోస్టుద్వారా టెండరు ఫారములు వగైరా కావలసినవారు ప్యాకింగ్‌కు, పోస్టలు చార్జీలకు అదనముగా రూ 2— (రెండు రూపాయలు) మణిఆర్డరు చేయవలెను.

ఎస్టిమేటు మొత్తము సుమారు రు. 63, 362.

సూపరింటెండింగ్ ఇంజనీర్.

పోర్టబుల్ గుల్‌మార్గ్ రూం కూలర్సుకు

నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాలకు డీలర్లు కావలెను.

వివరములకు:

ఇండియా కమర్షియల్ కార్పొరేషన్

ఇండియా బిల్డింగ్, సుభాష్‌రోడ్డు, సికింద్రాబాద్.

ట్రాక్టర్ టైర్లు

లభించును.

16.9	×	34
14	×	28
11	×	38
13	×	30
14.9	×	24
14	×	34
10	×	38

మరియు వివిధ సైజులలో దొరకును.

వివరములకు:

SENIOR TYRE SERVICE,
69/101, Keshavji Naik Road, Dongri, Bombay-9.
Phone: 41592. Gram: SENIORTYRE
BRANCH: 1
235, Lamington Road, Bombay-7.
BRANCH: 2.
201, Princess Street, Bombay-2. Phone: 23085.

రిస్టువాచీ రు 7-8-0 కే



జా చైన్ సిస్టంలో వాటర్ ప్రూఫ్ 17 జ్యూయల్సు, రేడియం డైలు 10 సం. రములు గ్యారంటీకల వాచీ రు. 7—8—0 కే పొందండి. పోస్టేజి రు. 1—8—0 అదనం, నచ్చకున్న వాపసు

Modern Watch Co.,
VELPUR (W.G.) A.P.



Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

క్రీడాలోకం:

నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు

రెండు కొత్తరికార్డులు

జలంధర్, ఫిబ్రవరి 17:— నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో ఈ ఉదయం యిక్కడ రెండు కొత్తరికార్డుల సృష్టి జరిగింది.

దేవిదయాళ్ (సర్వీసెస్) హామర్ త్రోలో యింతకు పూర్వం తాను సృష్టించిన రికార్డునే అధిగమించారు. 13 అంగుళాలదూరం ఎక్కువగా విసిరారు. ఆయన విసిరిన హామర్ 167 అడుగుల 11 అంగుళాల దూరాన పడింది.

కె. పి. సింగ్ (మైసూరు) పిల్లల బ్రాడ్ జంప్ పై నల్పుబోమంకోను రికార్డు సృష్టించారు. ఆయన 21అడుగుల ఒకటిమ్ముప్పావు అంగుళాల దూరం ఉరికారు. ఇంతకుపూర్వం బల్బీర్‌సింగ్ (పంజాబు) సృష్టించిన జాతీయ రికార్డుకంటె ఇది మూడున్నర అంగుళాలు అధికం.

జోరాసింగ్ 20 కిలోమీటర్ల నడకలో వరుసగా విజయం పొందారు. ఒక గంట 39 నిముషాల 31సెకండ్లలో ఆయన నడిచారు.

కొత్తగూడెం పాఠశాలల ఆటల పోటీలు

కొత్తగూడెం, ఫిబ్రవరి 16:— కొత్తగూడెంలోని ప్రాథమిక పాఠశాలల ఆటల పోటీలు, వైజ్ఞానిక కార్యక్రమాల పోటీలు ఇటీవల జరిగాయి.

ఈ ఆటల పోటీలలోనూ వైజ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలలోనూ మొత్తం 19 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఆటల పోటీల కార్యక్రమానికి కొత్తగూడెం రెవిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ కె. వి. కృష్ణారావు ప్రారంభోత్సవం చేశారు. పంచాయితీ సమితి అధ్యక్షులు శ్రీ పాను గంటి పిచ్చయ్యగారు ఆనాడు అధ్యక్షత వహించారు. ఈ క్రీడా పందాలకు సంబంధించిన వారోత్సవాలలో రెండు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు జరుపబడ్డాయి. అనేకమంది పాఠశాలా విద్యార్థులు నాటిక, నృత్యం, పాటలు పోటీలు మొదలైన వాటిలో పాల్గొన్నారు. మొదటి నాటి కార్యక్రమానికి కొత్తగూడెం డిప్యూటీ సూపరింటెండెంటు ఆఫ్ పోలీసు శ్రీ కృష్ణారావుఅధ్యక్షత వహించారు. ఈ పోటీల కార్యక్రమంలో 3వ గని దగ్గర వున్న సంక్షేమ కేంద్రం పాఠశాలా విద్యార్థులు ప్రథమ బహుమతిని సంపాదించుకొన్నారు. కొత్తగూడెం జూనియర్ బేసిక్ పాఠశాలం ద్వితీయ బహుమతిని పొందింది.

ఖాళీయ ఆటల పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా జూనియర్ బేసిక్ పాఠశాలకు చెందిన మునిప్రసాద్‌కు, 2 నం. ఇంక్లయిన్ సంక్షేమ కేంద్ర పాఠశాల విద్యార్థిని బేబీ మేరీకి వరుసగా ప్రథమ, ద్వితీయ బహుమతులు లభించాయి.

సెంట్ మేరిస్ బాలికోన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ (గనులు) శ్రీ క్యాంచంద్రా అధ్యక్షతన ప్రాథమిక ఉపాధ్యాయుల గోష్ఠికూడా జరిగింది. ఎంతోమంది ఉపాధ్యాయులు బాలుర మానసిక శాస్త్రంపై చర్చలు జరిపారు.

సింగరేణి కాలరీస్ పెర్సనల్ మేనేజర్ శ్రీ ఎస్. భాస్కరాచారి అధ్యక్షతన కొత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల సాహిత్యగోష్ఠి జరుపబడింది. అనేకమంది బాల రచయితలు తమ తమ రచనలు చదివారు. మణ్ణూర్‌శైన్సు మాధ్యమిక పాఠశాలనుండి వచ్చిన రాజేశ్వరరావు అనే 7వ తరగతి విద్యార్థి "కార్మికుడు" అన్న పేరుతో వ్రాసిన పాటకు శ్రోతలందరూ ఆ కుర్రవాడిని అభినందించారు.

కొత్తగూడెం బాలికా మాధ్యమిక పాఠశాలలో వస్తు ప్రదర్శన జరిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కె. శ్రీహరి రావు బి. ఏ. బి. ఇడి., ప్రదర్శన శాలకు ప్రారంభోత్సవం జరిపారు.

ఆఖరు నాటి కార్యక్రమానికి డాక్టరు నారాయణరావు అధ్యక్షత వహించారు. పంచాయితీ సమితి అధ్యక్షులు శ్రీ పాను గంటి పిచ్చయ్య విజేతలకు బహుమతులు పంచారు. బ్లాక్‌డెవలప్‌మెంట్ ఆఫీసరు శ్రీ సుదర్శనరావు విద్యార్థులకు సందేశొన్నిచ్చారు.

ఈ ఆటల పోటీల నిర్వహణకు ప్రధాన కార్యదర్శిగా వున్న మణ్ణూర్‌శైన్సు మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బి. రంగాచారి బి. ఏ., బి. ఇడి., అధ్యక్షులుగా ఉన్న డిప్యూటీ స్కూళ్ళ ఇనిస్పెక్టర్ శ్రీ పి. నారాయణ, ఉపాధ్యక్షులుగా ఉన్న కుమారి మేరీ విజయం బి. ఏ. బి. ఇడి., గారు విశేష కృషిచేసి కార్యక్రమాల విజయానికి ఇతోధికంగా తోడ్పడ్డారు.

రాజమండ్రి మహిళల రిక్రియేషన్ క్లబ్

రాజమండ్రి, ఫిబ్రవరి 14:— స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్బు ద్వితీయ వార్షికోత్సవం ఇటీవల వీరేశలింగం పంతులు స్త్రీ సముద్ధరణాయంలో డాక్టరు ఏ.బి. నాగేశ్వరరావుగారి అధ్యక్షతను జరిగింది.

క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి కె. శ్రీదేవినాయర్ సభికులకు స్వాగతం చెప్పారు. క్లబ్బు కార్యదర్శిని శ్రీమతి దాట్ల సత్యవతిరాజు కార్యదర్శి నివేదికను సమర్పించారు.

కుమారి పి. మీనాక్షి భరతనాట్యం చేసింది. శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ రచించిన "భజంత్రీలు" నాటకం చక్కగా ప్రదర్శించబడింది. శ్రీమతి సత్యలక్ష్మీదేవి ఉత్తమనటనకు, శ్రీమతి వనలతామోహనరావుకు ద్వితీయ బహుమతి జడ్జీలు నిర్ణయించారు. లేడీస్ ఫ్యాన్సీ డ్రస్సులో శ్రీమతి శ్రీదేవి నాయర్ ప్రథమ బహుమతి పొందారు.

ఆటల పోటీలలో గెలుపొందిన వారికి, వైజ్ఞానిక ప్రదర్శనలలో చక్కగా నటించిన వారికి శ్రీమతి పి.బి.కె. మూర్తి బహుమతి ప్రదానం చేశారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 18:— మునిసిపల్ కేసుల విచారణకు ప్రతి జిల్లాకు కేక ప్రతి మునిసిపల్ పట్టణానికి "స్టయిపెండియరీ మేజిస్ట్రేటు"ను నియమించాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించింది.

విమాన తపాలా సర్వీసు స్వర్ణోత్సవం

అలహాబాద్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్బరాయన్‌చే ప్రారంభోత్సవం

అలహాబాద్, ఫిబ్రవరి 18:— 50 సంవత్సరాలక్రితం సరిగా ఇదేరోజున ఒక విమానం అలహాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్సునుంచి 6500 ఉత్తరాలుగల తపాలాసంచితో ఆరుమైళ్ళ దూరంలో యమునకు ఆవలగల నైనికి ప్రయాణమై వెళ్ళింది. అది చరిత్రాత్మక సంఘటన. విమానం తపాలా సర్వీసు ప్రారంభంకావడం ప్రపంచం మొత్తంమీద అదే ప్రథమ పర్యాయం. భారత విమాన తపాలా సర్వీసు స్వర్ణోత్సవానికి కేంద్ర రవాణామంత్రి డాక్టర్ పి. సుబ్బరాయన్ నేడిక్కడ ప్రారంభోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్సునుంచి ఒక విమానం తపాలాసంచితో నైనికి బయలుదేరి వెళ్ళింది.

ఈ ఉత్సవంలో పాల్గొనే నిమిత్తం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి, పార్లమెంటు సభ్యులు, తంతితపాలా వంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, తంతితపాలా శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ వి. నంజప్ప ప్రభృతులు మొత్తం 40మంది ఢిల్లీనుంచి నేటి ఉదయం విమానంలో ఇక్కడకు విచ్చేశారు.

ఈ సందర్భంలో ప్రసంగిస్తూ శ్రీ సుబ్బరాయన్ తనకు ముందు రవాణా, తంతితపాలా శాఖా మంత్రిగా వుండిన కీర్తిశేషుడు శ్రీ రఫీ అహ్మద్‌కిద్వాయ్ కృషిని ప్రస్తుతించారు. వ్యతిరేక శక్తులెన్నివున్నా నిరుత్సాహపడక, అన్ని ప్రాంతాలకు విమాన తపాలా సర్వీసు పథకాన్ని, రాత్రి తపాలా సర్వీసును ఆయన ప్రవేశ పెట్టారని శ్రీ సుబ్బరాయన్ ప్రశంసించారు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ వి. శంకర్, శ్రీ ఎం. ఏం. ఫిలిప్ కూడా ఈ సందర్భంలో హాజరైనారు.

అలహాబాదు తపాలా బిళ్ళల సేకరణ క్లబ్ అధ్యక్షుడు న్యాయమూర్తి శ్రీ వి. డి. భార్గవ ప్రసంగిస్తూ, తన చిన్నతనంలో మొట్టమొదటిసారిగా అలహాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్సునుంచివిమానం తపాలాను కొనిపోవడాన్ని తిలకించినప్పటి సంఘటనను స్మరించారు. ఆ రోజులలో అది చాలా వింతగావుండేదనీ, విమానాన్ని దగ్గరనుంచి చూడడానికే పావలా రూపాయలు పుచ్చుకునే వారని ఆయన అన్నారు.

నేటి ఉదయం డాక్టర్ సుబ్బరాయన్ తపాలా బిళ్ళల సేకరణ బ్యూరోను ప్రారంభోత్సవం జరిపారు. అనంతరం ఆయన విమాన తపాలా సర్వీసు స్వర్ణోత్సవ సందర్భంగా వెలువరించిన ప్రత్యేక తపాలా బిళ్ళల అమ్మకానికి ప్రారంభోత్సవం జరిపారు.

ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలలో కంటే భారతదేశంలో మిక్కిలి పొడవైన విమాన మార్గం కలదని ఈ సందర్భంలో ఆయన తెలియజేశారు. శ్రీ నంజప్ప అతిథులకు స్వాగతం చెప్పారు.

నేషనల్ పొగాగు కంపెనీలో 'లాకవుట్'

ఇక సాగకూడదని ప్రభుత్వ ఉత్తర్వు

హైదరాబాద్, ఫిబ్రవరి 18:— గుంటూరులోని నేషనల్ పొగాకు కంపెనీలో "లాకవుట్" ఇక సాగకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కంపెనీకి, కంపెనీలో కొంతమంది కార్మికులకు మధ్యనున్న వివాదాన్ని విచారించి పరిష్కరించడానికి గుంటూరు లేబర్ కోర్టుకు ప్రభుత్వం నివేదించింది.

ఉదకమండలంలో ముడిఫిల్ము ఫ్యాక్టరీ

నెలకొల్పడానికి స్థలం నిర్ణయింపబడిందని మదరాసుమంత్రి ప్రకటన

మదరాసు, ఫిబ్రవరి 18:— ఉదకమండలంలో ముడి ఫిల్ము ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పడానికి స్థలాన్ని నిర్ణయించడం జరిగినదని మదరాసు పరిశ్రమల మంత్రి శ్రీ ఆర్. వెంకటరామన్ నేడు అసెంబ్లీలో తెలియజేశారు. ఈ ఫ్యాక్టరీని నడపడానికి భారత ప్రభుత్వం హిందూస్థాన్ ఫోటో ఫిలిమ్స్ మాన్యుఫాక్చరింగు అనే పేరిట ఒక కంపెనీని స్థాపించిందని కూడా మంత్రి వివరించారు. ఈ ఫ్యాక్టరీ ఫ్రెంచి సహకారంతో నెలకొల్పబడుతున్నది.

విజయవాడలో లారీ ప్రమాదాలు

నివారణ ఏర్పాట్లు జరగాలని జనసంఘం తీర్మానం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

విజయవాడ, ఫిబ్రవరి 18:— విజయవాడలో రోజురోజుకూ జనసమ్మర్దము ఎక్కువఅవుతున్నా పెద్దరోడ్లపై సరిఅయిన రోడ్డు ట్రాఫిక్ నిబంధనలులేనందువల్ల ప్రతిరోజూ ఏదో ఒక ప్రమాదం సంభవిస్తున్నది. కావున మునిసిపల్ పరిహద్దులలో బస్సులు,లారీల వేగాన్ని తగ్గించే ఏర్పాటుచేయవలసిందిగా పోలీసు అధికారిని కోరుతూ పట్టణజనసంఘం నిన్న ఉదయం శ్రీ శిష్ట్లు భరతశాస్త్రి అధ్యక్షతన అత్యవసరసమావేశం జరిపి తీర్మానించింది.

సభా ప్రారంభంలో యూనివర్సిటీగ్రాంట్సు కమిషన్ అధ్యక్షులు డాక్టరు వి. ఎస్. కృష్ణ గారి మరణానికి సంతాపం ప్రకటించారు.

గ్రామస్థుల రేడియో కార్యక్రమాలు

సలహాసంఘం సూచనలు

విజయవాడ, ఫిబ్రవరి 18:— ఆకాశవాణి ప్రసారంచేసే గ్రామస్థుల కార్యక్రమాలను గ్రామాలలో నివసించే స్త్రీలు,పిల్లలు వినేటట్లు గ్రామసేవికలు కృషిచేయాలని నిన్న ఇక్కడ జరిగిన హైదరాబాదు, విజయవాడ ఆకాశవాణి నిలయాలకు చెందిన సంయుక్త గ్రామస్థుల కార్యక్రమాల సలహాసంఘం సిఫార్సుచేసింది. హైదరాబాదుస్టేషన్ డైరెక్టరు శ్రీ జి. పి.ఎస్. నాయర్ అధ్యక్షత వహించారు.

పంచవర్ష ప్రణాళికా ప్రచార కార్యక్రమాలలో జాతీయ సమైక్యతకు సంబంధించినకార్యక్రమాలను కూడా ప్రసారంచేయాలని సూచించారు.

సేరశిక్షణకు, గ్రామాలలో అంగబల సద్వినియోగానికి ఇతర శిక్షణా కార్యక్రమాలకు చెందిన కార్యక్రమాల విషయాలను ప్రసారం చేయాలని కూడా సిఫార్సు చేశారు. శ్రోతలు కోరిన ఫిలిం సంగీత కార్యక్రమాలను కమ్యూనిటీ రేడియో సెట్ల ప్రసార వేళలలో ప్రసారం చేయాలన్నారు. శ్రీయుతులు ఎస్. వి. పి. ప్రసాద్, కాకాని వెంకటరత్నం, శ్రీమతి కడవరామ సుబ్బమ్మ ప్రభృతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

విజయవాడ, ఫిబ్రవరి 13:— ఆంధ్ర ప్రజాపార్టీ కార్యదర్శులు డా. ఎ. బి. నాగేశ్వరరావు, డా. ప్రకాశచంద్ర శతపథిగార్లు ఇలా ప్రకటిస్తున్నారు: "ఆంధ్ర ప్రజాపార్టీ కార్యవర్గ సమావేశం మార్చి 5 వ తేదీన విజయవాడలో శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి అధ్యక్షతను జరుగును. రాష్ట్ర రాజకీయ పరిస్థితులనుగూర్చి ముఖ్యనిర్ణయములు గైకొనబడును. గనుక సభ్యులెల్లరూ రాగోరుచున్నాం".

విద్వేషం నశిస్తేనే సర్వతోముఖాభివృద్ధి

మంత్రి శ్రీ చంద్రమౌళి హితోపదేశం

హైదరాబాదు, ఫిబ్రవరి 19:— ఇప్పుడు ప్రతి రంగంలోను కనుపిస్తున్న విద్వేషం నశిస్తేనే దేశం అభివృద్ధి పొందుతుందని సహకార శాఖమంత్రి శ్రీ కె. చంద్రమౌళి నిన్నరాత్రి వివేకవర్ధని సాయంకాల కళాశాల వార్షికోత్సవంలో బహుమతులు పంచిపెడుతూ వక్కాణించారు.

ప్రతి చోటా, ప్రతి రంగం, ప్రపంచంలో ప్రతిదేశంలో విద్వేషం తాండవిస్తున్నదనీ, ఈ సంఘర్షణ విద్యా రాజకీయ పారిశ్రామిక, తదితర రంగాలకు వ్యాపించిందనీ శ్రీ చంద్రమౌళి వివరించారు.

యంత్రాన్ని మానవుడు సృష్టించాడన్నారు. కాని మానవుడు యంత్రానికి దాస్యం చేస్తున్నాడని ఉద్ఘాటించారు.

జీవనప్రమాణం పెరగాలనీ, అయితే ప్రస్తుత విద్యావిధానం విద్యార్థుల ప్రవర్తనను సరిదిద్దడం లేదనీ, సమాజాభివృద్ధికి ఉపకరించడం లేదని మంత్రి తెలియజేశారు. ప్రజలు హక్కుల కోసం పోరాడుతున్నారే గాని, తాము నిర్వహించవలసిన విధులను విస్మరిస్తున్నారని చెప్పారు. అందుచేత స్వార్థం పెచ్చుపెరిగి పోతున్నదన్నారు.

అసూయా ద్వేషాలను నిర్మూలించి దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని మంత్రి ప్రబోధించారు. మాటలు చెపితే చాలదనీ, చేతలతో సద్భావాన్ని నిరూపించాలనీ హితోపదేశం చేశారు.

ప్రజలలో హృదయ పరివర్తన రావాలనీ, నైతికాభివృద్ధి జరగాలనీ, దీనికి సక్రమశిక్షణ, దేశభక్తి, శ్రద్ధాసక్తులు అవసరమనీ మంత్రి ఉద్ఘాటించారు. ఈసద్గుణాలు లేని జీవితం నిరర్థకమన్నారు.

వివిధ పోటీలలో జయం పొందిన వారికి మంత్రి బహుమతులు పంచిపెట్టారు.

కళాశాల ప్రధానాధ్యాపకులు డాక్టర్ యస్. యస్. నతోవాల్‌కర్ అంతకుముందు మంత్రికి స్వాగతం చెప్పారు. విద్యార్థుల యూనియన్ అధ్యక్షుడు శ్రీ సీతారామస్వామి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. యూనియన్ కార్యదర్శి శ్రీ టి. యస్. దాస్ వార్షిక నివేదిక సమర్పించారు. శ్రీ టి. నాగేశ్వరరావు క్రీడానివేదిక సమర్పించారు. శ్రీ పి. సుబ్బారావు సాంస్కృతిక కార్యక్రమాల పై నివేదిక చదివారు. శ్రీ కె. సత్యనారాయణరెడ్డి అభినందనలు తెలిపారు.

లోక్‌సభసభ్యుడు శ్రీ పట్నాయక్ మృతి

మ్యాఢిల్లీ, ఫిబ్రవరి 18:— లోక్‌సభ స్వతంత్ర సభ్యుడు శ్రీ ఉమాచరన్ పట్నాయక్, తమ 59వ ఏట ఇచ్చట నేడు స్వర్గస్థులయారు. ఆయన ఈనెల 15వ తేదీ నుంచి రక్తపు పోటువల్ల బాధపడుతున్నారు.

కేరళవిశ్వవిద్యాలయం సవతితల్లి ప్రేమ

ప్రైవేట్ కళాశాలల ఉపాధ్యాయుల నిరసన

త్రివేండ్రం, ఫిబ్రవరి 18:— ప్రభుత్వ కళాశాలల ఉపాధ్యాయుల వేతన ప్రమాణాలతో సమానంగా తమ వేతనాలను సవరించవలసిందిగా తాము కోరిన కోరికను నిర్లక్ష్యం చేసి, విశ్వవిద్యాలయం తమపట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదనీ, ఇందుకు నిరసనగా వచ్చే మార్చి, ఏప్రిల్ నెలలలో జరిగే విశ్వ విద్యాలయ పరీక్షలకు సంబంధించిన పనులు చేటిలోనూ తాము పాల్గొనడం లేదని కేరళలోని ప్రైవేట్ కళాశాలల ఉపాధ్యాయుల సంఘాధ్యక్షుడు నేడు ప్రకటించారు.

జనాభా లెక్కలు

ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 18:— అన్ని కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వం, స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాలలు, జనాభా లెక్కల సందర్భంగా 1961 మార్చి ఒకటవ తేదీన మూసివేస్తారు. అయితే నిబంధనల ప్రకారం ఆరోజు సెలవుదినంగా ఎంచబడదు.

హైదరాబాద్ జిల్లా పరిషత్ బడ్జెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 18:— హైదరాబాద్ జిల్లాపరిషత్ 1961—62 బడ్జెట్ అంచనాలను నిన్న జరిగిన సమావేశంలో ఆమోదించింది.

బడ్జెట్ అంచనాల ప్రకారం జిల్లా పరిషత్ ఆదాయం రు 45,90,547 లు. ఖర్చు రు 46,02,852.

ఏడు మాధ్యమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా, ఇరవై ప్రాథమిక పాఠశాలలను మాధ్యమిక పాఠశాలలుగా మార్చడానికి, మిగతా వాటికి డబ్బు కేటాయించారు.

కానిస్టేబుల్ వెంకయ్యకు రాష్ట్రపతి పతకం

హైదరాబాద్, ఫిబ్రవరి 18 :— హైదరాబాద్ నగర పోలీసులలో ఒకరైన శ్రీ మదనాల వెంకయ్యకు రాష్ట్రపతి పోలీసు పతకం బహూకరించ బడింది.

తన ప్రాణాలను లెక్కచేయక క్రిందటి సంవత్సరం సెప్టెంబరు 18 న మూసినది వరదలో చిక్కుకు పోయిన ఇరువురిని శ్రీ వెంకయ్య సంరక్షించ గలిగారు. ఈ వీరోచిత కృత్యానికి రాష్ట్రపతి పోలీసుపతకం వీరికి బహూకరింపబడింది.

బిచ్చమెత్తుకుంటున్న ఉపాధ్యాయుడు

పనినుంచి తొలగింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 18:— ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుల వృత్తి గౌరవానికు తగనివిధంగా వీధులలో బిచ్చమెత్తుకోవడం వల్ల, తదితర బాధ్యతారహిత చర్యలకు దిగినందువల్ల ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.

ఆదిలాబాద్ బహుళార్థ ప్రయోజక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న శ్రీ సికిందర్ భక్‌హత్, కావించిన ఇతర చర్యలు ఇవి: 1959 నవంబరు నుంచి ఆయన పనికి సరిగా హాజరు కావడంలేదు, ఆయన తన సహఉపాధ్యాయులను, పాఠ్యగ్రంథాల రచయితలను తన క్లాసురూములో విద్యార్థుల ఎదుట అనరాని మాటలు అన్నాడు. తనజోడుతో ఒక విద్యార్థిని కొట్టాడు. ఇతరుల ఎదుట హెడ్మాస్టరును తిట్టాడు. స్కూలులో పనిచేయడానికి మానసికంగా తగి వు న్న ట్లు గా నిరూపించే మెంటల్ సర్టిఫికేటునంపాదించుకోలేకపోయాడు.

రంజాన్ ప్రారంభం

హైదరాబాద్, ఫిబ్రవరి 17:— ముస్లిములకు పవిత్రమైన రంజాన్ నెల నేడు ప్రారంభమయింది. ఈ నెలంతా ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తారు. రాత్రి బాలచంద్రుడు కనుపించాడని జమియత్ ఉలేమా ప్రధాన కార్యదర్శి శ్రీ అబూ యూసఫ్ ప్రకటించారు.

పాలకొల్లు బియ్యంమార్కెట్

పాలకొల్లు, ఫిబ్రవరి 18:— ఇవాళ పాలకొల్లు మార్కెట్‌లో బియ్యం ధరలు ఇలా ఉన్నాయి:—

బంగారు తీగెలు 164 పిన్న బస్తా	రు. 54
యస్. కె. కె	రు. 45
అక్కుళ్ళు	రు. 42
ఉప్పుడు బియ్యం	రు. 40
ఉప్పుడుబియ్యం కోన్ పాలిష్	రు. 41

నాకాస్

నేటినుండి ఉబ్బసపు వ్యాధితో బాధపడనవసరంలేదు. ఈవ్యాధి నిర్మూలనకుగాను30సం.ల పరిశోధనా ఫలితముగా అభ్యసరచుకొనబడి, పరహంస క్రియలుగు మూలికలతో తయారైన ఆయుర్వేదవుషధం. ఎంత మొండివ్యాధికైనా తక్షణమే బాధ నివారించ జేయుటయేగాక కొంత కాలము సేవించిన తిరిగి చూపెట్టదు. 8 డా. సీసా రు. 3—75. పోస్టేజి ప్రత్యేకము

ఇండియన్ మెడిసన్‌హౌస్, విజయవాడ—2.

తేజ్ - ఓ - బల్

నరముల బలమునకు శరీర దార్ఢ్యతకు శాస్త్రీయముగా తయారు చేయబడిన ఔషధము

"తేజ్-ఓ-బల్" సి. కె. యస్. రిసెర్చి లేబొరేటరీలో తయారైన ఔషధములలోకెల్ల శ్రేష్ఠమైనది. సులభముగా జీర్ణమయేట్లు గ్లిసరోఫాస్ఫేట్సు, స్ట్రిక్‌నైన్, లోహములతో దేశీయ మూలికల సారమును మిశ్రమముచేసి చాలామందికి వాడబడిన దివ్యౌషధము. ఇది టానిక్కులలో సరిక్రొత్తది.

"తేజ్-ఓ-బల్" దిగువ వాటికి అమోఘముగా గుణము నిచ్చును—

1. సాధారణ బలహీనత.
2. మానసికంగాను, శారీరకంగాను నీరసము.
3. ధాతుపుష్టితగ్గుట, నిద్రలేమి.

సి. కె. సేన్ అండ్ కో

ప్రయివేటు లిమిటెడ్

జబాకుసుం హౌస్, 34, చిత్తరంజన్ అవెన్యూ, కలకత్తా.

1, టక్కర్సలేన్, బ్రాడ్వే, మద్రాసు.

ఆంధ్రకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు: శ్రీపతి మెడికల్ కన్సరన్, బోసురోడ్, తెనాలి.

ఖాస్ జనతా కిరోసిన్ కుక్కర్

వంట బాగా తేలికగా చేసుకోండి

ది ఓరియంటల్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్

77. బౌ బజార్ స్ట్రీట్, కలకత్తా-12.

KALPANA-TE.

యు.కె.కు విమానములో

రానుపోను ప్రయాణము ఉచితము

అట్లాస్ ఎస్సెన్ సెస్

తయారులను ఎక్కువ తాగండి

ATLAS ORANGEETA GREEN TOP — ATLAS VITOLA — ATLAS LOVE-O

శ్రీకాకుళం మ్యునిసిపాలిటీ

టెండరు నోటీసు

1961—62 సం. నకు యీ దిగువ సుదహరించిన వస్తువులు మొదలగునవి సప్లయి చేయుటకు సీలువేసిన టెండర్లు తే 1—3—1961 దీ సాయంకాలం 4 గంటలవరకు శ్రీకాకుళం మ్యునిసిపల్ ఆఫీసువద్ద కమీషనర్‌వారిచే పుచ్చుకొనబడును. టెండర్లుతో సహా సేంపిల్సు పంపవలెను. టెండరు కండిషనులు మొదలగునవి మ్యునిసిపల్ హెల్తుఫీసరు వారినుంచి పొందవచ్చును.

వస్తువుపేరు	కావలసిన మొత్తము	కట్టవలసిన ధరావతు
1. వరి ఎండుగడ్డి సుమారు	1,25,000 వీసులు	రూ. 50—00
2. వులవలు మేలురకము సుమారు	65 బస్తాలు	రూ. 50—00
3. తవుడు మేలురకము సుమారు	500 బస్తాలు	రూ. 50—00
4. డయిజినాను 40% (పెట్టబుల్) సుమారు	250 వీసులు	రూ. 50—00
5. మోబిలు ఆయిలు SAE 30 సుమారు	225 లీటర్లు	రూ. 50—00
6. SAE 90 సుమారు	50 లీటర్లు	రూ. 25—00
7. High Speed Diesel Oil సుమారు	4500 లీటర్లు	రూ. 50—00
8. మలేరియాల్ (బి) సుమారు	300 గాలన్లు	రూ. 25—00

(సం) బి. వి. నాయుడు, కమీషనరు,

పూవు మీ అదృష్టం చెప్పగలదు

భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదిన్నీ, నీ సరియైన వర్యవసం గురించిన్నీ నీవు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డు పైన నీకు ఇష్టమగు ఒక పుష్పము పేరున్నూ, నీవు వ్రాయు తేదీ, వేళ వివరములున్నూ, నీ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసి పంపుము.

జ్యోతిష శాస్త్రములోని రహస్య గణితము మూలంముగా మేము గణించి నీవు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలోని నీ యొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో నీకు జయము కలుగునో, నీ ఉద్యోగం విషయంలో మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థయాత్రలు, వివాహము, స్త్రీసుఖము, సంతానము, నిధి నిక్షేపములు, లాటరీ, ఆకస్మాత్తు ద్రవ్యలాభము మొదలగువానిని గురించి స్పష్టంగా మాసవారీగా వ్రాసి రు. 1—25 లకు మాత్రము వి. పి. గా పంపగలము. వి. పి. చార్జీలు ప్రత్యేకం. దుష్టగ్రహము లేవయినా వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపగలము. వివరములు మా పూర్తి పైన పంపబడును. మేము పంపిన భోగట్టా మీకు తృప్తిగా వుండనియెడల పైకం వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించిచూడుడు. మీ ఆర్డరు ఇంగ్లీషులో వ్రాయండి.

Pt. Dev Dutt Shastri, Raj Jyotishi (AV-3) Jullundur City

లిటిల్స్ గ్రైప్ వాటర్

చంటిబిడ్డలకు ఎడబిడ్డలకు తరచువచ్చే అజీర్ణము మొదలైన ఉదరవ్యాధులనునివారించును. ఉదరమును చక్కబెట్టుటతో పిల్లల ముఖము ఆనందంతో వికసింపజేయును

తయారుచేయువారు: లిటిల్స్ ఓరియంటల్ బామ్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్. మద్రాసు - 2.

Just 2 tablets

బాధచెందిన వీరలను సువాలిన్ వెంటనే శమనపరచును. 2 బిళ్లలు సువాలిన్ వాడితే ఊపిరి ధారాళంగా ఆడి, తేలిక గలుగును. దగ్గు బాధను తగ్గించి శమనము గూర్చును.

సువాలిన్ మీ నోటిని పరిశుభ్రపరచును.

ప్రిండ్లతరబడి కంటికంపై పనిచేయుటలో ముందంజ







ప్రతి పంకా సాంకేతిక నైపుణ్యంతో సాటిలేనిది

ఓరియంట్ జనరల్ ఇండస్ట్రీస్ లి., కలకత్తా - 11.

ఆంధ్ర, మైసూరుకు డిస్ట్రిబ్యూటర్లు: హిందూస్తాన్ డీలర్సు లిమిటెడ్. కెంపెగౌడరోడ్డు, బెంగుళూరు—9.

కేరళ, మద్రాసు స్టేటుకు డిస్ట్రిబ్యూటర్లు ఓరియంట్ డిస్ట్రిబ్యూటర్సు. లీకోట్స్ బిల్డింగ్ 26 ఎర్రబాలుచెట్టివీధి, మద్రాసు.

Tele: 70272 Gram: DEALHIND Tele: 4744 Gram: ORIENT

ఓరియంట్

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808465

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార నియుక్తులైన ఏజెంట్ల ద్వారా తీసుకొంటే రూ. న.	పోస్టు ద్వారా రూ. న.	
ఒక నెలకు	2–40	2–65
3 నెలలకు	7–00	7–90
6 నెలలకు	14–00	15–50
సంవత్సరానికి	28–00	31–00

70 ఏళ్ల వృద్ధులకు పింఛన్లు

హైదరాబాదు, ఫిబ్రవరి 20:— డెబ్బది సంవత్సరములు, అంతకు పైబడి వయస్సుగలిగి జీవనోపాధి సదుపాయములేని పేదలకు వార్ధక్య పింఛనులు మంజూరు చేసే నిమిత్తం రు. 3 లక్షలు 1961-62 బడ్జెటులో కేటాయించబడిందనీ, ఈ సదుపాయమువలన వారి కష్టములు తొలగగలవని ఆశించబడుతున్నదనీ ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి నేడు శాసనసభలో తెలియజేశారు.

సంపుటి: 26 సంచిక: 50 ★ విజయవాడ 21-2-1961 మంగళవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

1961-62 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాలలో రు. 3.94 కోట్లు లోటు

శాసనసభకు బడ్జెటు సమర్పిస్తూ ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిచే ప్రణాళికా కార్యక్రమం వివరణ

ప్రస్తుతానికి క్రొత్త పన్నులు లేకపోయినా తృతీయ ప్రణాళికా కాలంలో 38 కోట్లు సేకరించవలసివుంటుందని ప్రకటన

వంశధార, పోచంపాడు ప్రాజెక్టులకు, విద్యా ఋణాలకు, హరిజన సంక్షేమానికి, హైద్రాబాద్‌లో నిరుద్యోగనివారణ పథకాలకు ప్రత్యేకింపు

పరిశ్రమలు, ఖనిజ సంపదల అభివృద్ధికి మూడు ప్రత్యేక ఆర్థిక సంస్థలు నెలకొల్పేందుకు యత్నం

హైదరాబాదు, ఫిబ్రవరి 20:— ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన 1961-62 బడ్జెట్ అంచనాలు రివిన్యూ ఖాతావలన రు. 2.50 కోట్లు, నిర్మాణాలఖాతా వలన రు. 1.44 కోట్లు మొత్తం రు. 3.94 కోట్ల లోటును సూచిస్తున్నది. అయితే, లోటును భర్తీచేసుకునేందుకు ఎలాంటి క్రొత్తపన్నులు విధించలేదు.

1960—61 లో మొత్తం రివిన్యూ సవరించబడిన అంచనాల ప్రకారం రు. 87.80 కోట్లుకాగా 1961—62 బడ్జెటు అంచనాల ప్రకారం రు. 85.13 కోట్లకు తగ్గింది. [illegible] ద్యోగుల కరువుభత్యంలో పెరుగుదలకు కేంద్ర సహాయం మూలంగా ఈ తరుగుదల ఏర్పడింది.

ప్రజలనుంచి రు. 12 కోట్లు ఋణం సేకరించాలని ఈ బడ్జెటులో సంకల్పించబడింది.

ఈ బడ్జెటు ననుసరించి 1962 మార్చినెల ఆఖరుకు ప్రజలనుంచి తీసుకున్న ఋణాల మొత్తం రు.230.39 కోట్లు కాగలదు. ప్రభుత్వం చెల్లించవలసిన వడ్డీయే రు. 8.14 కోట్లు వరకు వున్నది.

తృతీయ ప్రణాళికా కాలంలో మొదటి సంవత్సరంలో ఖర్చుచేయదలచిన రు. 48 కోట్లలోను తెలంగాణాకు రు. 19 కోట్లు కేటాయించబడింది.

ఈ సంవత్సరం బడ్జెటులో నాగార్జున సాగర్‌కు రు. 9 కోట్లు, తుంగభద్ర ఎగువకాల్వకు రు. 1.32 కోట్లు, వంశధారకు రు. 18 లక్షలు, కర్నూలు — కడప కాల్వకు 28 లక్షలు, రాజోలి బండ మళ్లింపు పథకానికి రు. 37 లక్షలు, కడెం ప్రాజెక్టుకు రు. 61 లక్షలు, పోచంపాడు ప్రాజెక్టుకు రు. 44 లక్షలు, మూసీ ప్రాజెక్టుకు రు. 10 లక్షలు, తుంగభద్ర హైడ్రో థర్మల్ పథకానికి రు. 21 లక్షలు, ఎగువ సీలేరు విద్యుచ్ఛక్తి పథకానికి రు. 1.73 కోట్లు, శ్రీశైలం జలవిద్యుచ్ఛక్తి పథకానికి రు. 32 లక్షలు, తెలంగాణా హైడ్రో థర్మల్ పథకానికి రు. 1.38 కోట్లు, కొత్తగూడెం విద్యుచ్ఛక్తి పథకానికి రు. 32 లక్షలు, ఆంధ్ర పేపరు మిల్లుకు రు. 94 లక్షలు, కొత్తగూడెం ఎరువుల ఫ్యాక్టరీకి రు. 2.50 కోట్లు (ఈ ఫ్యాక్టరీ ప్రయివేటు రంగానికి ఇచ్చేయెడల ఈ సొమ్ము వ్యయబాధ్యత ప్రభుత్వానికి తప్పిపోగలదు.)

సెక్రెటేరియెట్ భవన నిర్మాణానికి రు. 30 లక్షలు, పోలీసు కట్టడాలకు రు. 28 లక్షలు కేటాయింపబడినాయి. తృతీయ ప్రణాళికలో చేర్చబడిన పథకాలన్నిటికీ ప్రణాళిక అంచనాల ప్రకారం ఐదు సంవత్సరాల వ్యయం నమోదు చేయబడింది.

ప్రైవేటు రంగంలో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేయగల సహాయాలు ప్రభుత్వం చేయాలని సిద్ధాంతరీత్యా అంగీకరించబడిందనీ, విద్యుచ్ఛక్తి తక్కువ రేట్లకు సరఫరా చేయవచ్చుననీ, అమ్మకపు పన్నును తగువిధంగా సర్దుబాటు చేయవచ్చుననీ, పారిశ్రామికులకు స్థలాలు సమకూర్చవచ్చుననీ ఆర్థికమంత్రి అన్నారు.

సాహిత్య అకాడమీకి లక్షరూపాయలు, సంగీత నాటక అకాడమీకి లక్షరూపాయలు, లలిత కళా అకాడమీకి రు. 25,000 వరకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంటులు పెంచబడ్డాయి.

రాష్ట్రంలోను, ఇతర ప్రాంతాలలోను గల తెలుగు సంస్థలకు సహాయం చేసేందుకు రు. 2.25 లక్షలు, జిల్లాలలో నాటకశాలల నిర్మాణానికి ఒకలక్ష రూపాయలు, పంచదార చెరుకు ప్రాంతాలలో రోడ్ల నిర్మాణపు కేటాయింపులు రు. 20 లక్షల నుంచి రు. 30 లక్షలకు పెంచబడ్డాయి. విద్యార్థులకు రు. 2 లక్షలు, హరిజన సంక్షేమానికి రు. 20 లక్షలు కేటాయించబడింది.

1961—62 సంవత్సరపు ఆర్థిక ప్రతిపాదనను, అంటే బడ్జెట్టును సమర్పిస్తున్నాను.

వచ్చే సంవత్సరపు బడ్జెట్టు ప్రతిపాదనలను వివరించేముందు 1960లో ఆర్థిక రీతులు ఎలా ఉన్నదీ క్లుప్తంగా ప్రస్తావిస్తాను. అలాగే, రెండవ ప్రణాళిక విషయంలో మనం ఏమి ఆశించినదీ, నికరంగా ఏమి సాధించు కొన్నదీ, కూడా తెలియ జేస్తాను. మరి, మూడవ పంచవర్ష ప్రణాళిక స్థితిగతులకు సంబంధించిన ప్రసక్తి కూడా వుంటుంది.

1960 లో ఆర్థిక రీతుల సమీక్ష

ఇంతకు పూర్వపు సంవత్సరంలో ఆర్థిక రీతులు కొంచెం అనుకూలంగానే ఉన్నవి. ముఖ్యముగా వ్యవసాయ రంగంలో పరిస్థితి బాగా ఉన్నది. తత్ఫలితంగా ఆహార పరిస్థితిలో కొంచెం వెసులుబాటు కలిగింది. తోకు ధరలు కూడా కొంచెం తగ్గించినాయి. అయితేమం, 1960లో మళ్లీ పరిస్థితి కొంతవరకు తారుమారయింది.

(మిగతా 4 వ పేజీలో)

బడ్జెట్ సంగ్రహ స్వరూపం

1959–60 నుండి 1961–62 వరకు ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల సంగ్రహ నివేదిక.

పద్దుల వివరము.	1959–60 లెక్కలు	1960–61 సవరించబడిన అంచనా	1961–62 బడ్జెటు అంచనా
1	2	3	4
	రూ. లక్షలలో	రూ. లక్షలలో	రూ. లక్షలలో
ప్రారంభ నిల్వ	595.50	151.65	(—) 761.33
రివిన్యూ ఖాతా—			
ఆదాయము	8,194.40	8,779.76	8,512.54
వ్యయం	7,462.81	8,612.05	8,762.93
మిగులు (+) లోటు (—)	(+) 731.59	(+) 167.71	(—) 250.39
పెట్టుబడి ఖర్చు —			
ప్రభుత్వ వ్యాపార ప్రణాళికలు మినహా పెట్టుబడి ఖర్చు	2,608.78	3,252.81	3,460.52
ప్రభుత్వ వ్యాపార ప్రణాళికలు	4.60	(—) 55.75	(—) 4.95
మొత్తము	2,613.38	3,197.06	3,455.57
అప్పులు, అడ్వాన్సులు — (ఇచ్చిన నికర మొత్తాలు)	333.24	672.38	526.83
ప్రభుత్వ ఋణం —			
సంవత్సర గడవులో తీర్చవలసిన ఋణములు	... 457.36	(—) 457.36	...
కేంద్ర ప్రభుత్వము వద్దనుండి తీసుకున్న ఋణములు —			
చిన్న మొత్తముల పొదుపు వసూళ్ళు	229.00	400.00	250.00
ఇతర ఋణములు	1,915.61	3,371.80	2,682.66
ప్రజల నుండి తీసుకొన్న బహిరంగ ఋణములు	655.26	981.49	1200.00
[illegible] తీసివేయగా	...(—) 1,004.70	(—) 2,306.77	(—) 1,576.94
నికరం	1,592.53	1,989.16	2,555.72
అవసర (కంటింజన్సీ) నిధి (నికరం)	0.94	...	...
ఇతర ఋణాలు, డిపాజిట్లు, చెల్లింపులు వగైరా వ్యవహారాలు	177.71	799.59	1,283.38
ముగింపు నిల్వ	151.65	(—) 761.33	(—) 1155.02

"మన వైఖరిని చైనా ఆమోదిస్తేనే ఇటుపైన సరిహద్దు చర్చలు"

ఆక్రమిత ప్రాంతాన్ని చైనా ఖాళీచేస్తేనే సమస్య పరిష్కారం సాధ్యమని నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:— "నేను పెకింగ్‌కు వెళ్ళి సరిహద్దుసమస్యపై చైనా ప్రధానితో చర్చలు జరిపే ప్రశ్నకాని, చైనా ఉద్యోగులతో ఈ సమస్యపై ఇటుపైన చర్చలుజరిపే ప్రశ్నకాని, ఈ సమస్యను గూర్చి మనం చెప్పే విషయాలను చైనా ప్రభుత్వం స్థూలంగా ఆమోదించినప్పుడుమాత్రమే ఉత్పన్నమవుతుంది", అని ప్రధాని నెహ్రూ నేడు రాజ్యసభలో ప్రకటించారు.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై జరుగుతున్న చర్చలో జోక్యం చేసుకొని ప్రధాని, పై విషయాన్ని ప్రకటించారు.

ఇండియా—చైనా సరిహద్దు సమస్య విషయంలో 'వివాద' మన్నది ఏదీ లేదనీ, వికారణం వల్లనైతేనేమి, చైనావారు ఇండియా సరిహద్దును అతిక్రమించిన మాట వాస్తవమనీ, ప్రధాని అన్నారు.

"వారు మన సరిహద్దును ఆక్రమించడం తప్పు. అందుచేత వారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన తరువాతనే సరిహద్దు సమస్యను [illegible]" అన్నారు శ్రీ నెహ్రూ.

సరిహద్దు వివాద పరిష్కారం అనేది ఒక బేరం వంటిది కాదని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. "ఇది మీ భాగం. అది మా భాగం," అని పరస్పరం ఇచ్చి పుచ్చుకునేటక బేరంకాదు ఇది—" అన్నారు ప్రధాని.

చైనావారు మన సరిహద్దును మరికొంత దూరం ఆక్రమించిన విషయం నిజంకాదని శ్రీ నెహ్రూ అన్నారు. 1959 శిశిరం తరువాత వారు మన సరిహద్దుపై అతిక్రమణ జరపలేదని కూడా ఆయన అన్నారు.

పార్లమెంటుకు సమర్పించిన సరిహద్దు చర్యల నివేదికలోని విషయాలు ఇండియాకు బలం చేకూర్చేవిగా ఉన్నవని కమ్యూనిస్టు ప్రతినిధి చేసిన ప్రకటనపట్ల ప్రధానమంత్రి హర్షం తెలియ జేశారు.

ఈ నివేదిక దృష్ట్యా, దీనిలోని వాస్తవ విషయాలకు భిన్నంగా సరిహద్దు సమస్య విషయంలో ఇప్పుడు ఒక కార్యాచరణ మార్గాన్ని సూచించడం సహేతుకం కాదని కూడా ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

సరిహద్దు సమస్యను ఉద్రిక్త ధోరణిలో పరిష్కరించడానికి పూనుకొనడం సమంజసం కాదనీ, అట్టి చర్యలు గైకొనరాదనీ, ప్రధానమంత్రి వివరించారు.

కొందరు సూచించినట్లుగా, ఇండియా సరిహద్దులలో ఉన్న చైనీయులను పారద్రోలితే, అట్టి చర్య ఉభయదేశాలకు మధ్య యుద్ధానికి దారితీస్తుందనీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, తొందరపడి ఇట్టి చర్య గైకొనడం అవివేకమైనపని కాగలదని శ్రీ నెహ్రూ అన్నారు.

ఒకవేళ యుద్ధానికి మనం సంసిద్ధులమైనా, ఒక నిర్ణీత పథకాన్ని అనుసరించి మనం అందుకు తయారు కావాలి కాని, దుందుడుకు చర్యలకు దిగడం సముచితం కాదని ఆయన అన్నారు.

"మనం యుద్ధానికి తయారుగా ఉండవలసిందే. కాని అందుకు అనేకవిధాలుగా మనం బలాన్ని చేకూర్చుకోవాలి. ముఖ్యంగా మన మనస్సులు నిర్మలంగా ఉండాలి. మన నిశ్చయాలు అంచంచలమైనవి కావాలి," అన్నారు ప్రధానమంత్రి.

ఈ విషయాలను ప్రకటించడానికి ముందు ప్రధాని రాజ్యసభలో కాంగో సమస్యను గూర్చి ప్రస్తావిస్తూ, భద్రతా సంఘంలో సింహళం, ఐక్య అరబ్ రిపబ్లిక్, లైబీరియాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరిచారు.

మూడు విమానాలలో లుముంబా అనుచరులను లియోపోల్డ్‌విల్లీ నుంచి కాసై రాష్ట్రానికి చేర్చినట్లు వచ్చిన వార్తలపట్ల శ్రీ నెహ్రూ తీవ్ర ఆందోళనను ప్రకటించారు.

లాంగ్జు గ్రామాన్ని కొంతకాలంక్రితం చైనా సైన్యాలు ఖాళీచేసి వెళ్లినవని వెలువడ్డ వార్తలను గురించి ప్రస్తావిస్తూ అక్కడ అంటువ్యాధి ప్రబలడంవల్ల బహుశా చైనాసైన్యాలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వుండవచ్చునని శ్రీ నెహ్రూ అన్నారు. టిబెట్‌లో అనేకప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలంగా వ్యాపించివున్నవని సమాచారం చేరినదని, అయితే ఇది ఏ రకమైనవ్యాధియో తెలియదని, ఇదేవ్యాధి లాంగ్జులో కూడా వ్యాపించి వుండవచ్చునని, ఇది మన ప్రాంతంలోనికి కూడా ప్రాకే ప్రమాదం వుంది కనుక దానిని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు గైకొంటున్నదని శ్రీ నెహ్రూ తెలియజేశారు.

భారత అధికారబృందం తమవాదం సరియైనదని రుజువుచేయగల సాక్ష్యాధారాలను చక్కగా సేకరించినదని, కమ్యూనిస్టుపార్టీ జాతీయమండలి కావించిన తీర్మానంలోని వాక్యాలను ప్రస్తావిస్తూ శ్రీ నెహ్రూ ఆఖరికి నిత్యసందేహమనస్కులు సైతం ఈ విషయాన్ని గుర్తించినందుకు తాము సంతసిస్తున్నా మన్నారు. అయితే ఆలాగ వారు గుర్తించినంతమాత్రాన చాల దన్నారు.

టిబెట్టును చైనా ఆక్రమించుకున్నప్పుడు ఇక్కమిగాని హత్యచేసినప్పుడు ఇండియా తటస్థంగా

[మిగతా 3 వ పేజీలో]

భద్రతాసంఘానికి షోంబీ హెచ్చరిక

సాయుధబలాల నిరాయుధీకరణ "చాలా ప్రమాదకర" మట

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 20:— కాంగోలో అన్ని సాయుధబలాలను నిరాయుధం చేయాలని, అక్కడి విదేశ సాంకేతిక నిపుణు లందరినీ ఉపసంహరించాలనీ భద్రతా సంఘం నిర్ణయించే పక్షంలో దేశం అంతటా "చాలా ప్రమాదకర" పరిస్థితి ఏర్పడగలదని కటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయిస్ షోంబీ ఇవాళ హెచ్చరించారు.

ఈ ప్రతిపాదనను ఆమోదించడం వివిధ జాతుల నాయకులు, కటంగా ప్రజలు యావన్మందీ తిరుగుబాటు చేయడానికి దారితీయగలదని శ్రీ షోంబీ అన్నారు.

రష్యా ఉపప్రధాని, శ్రీ కోసిగిన్ ఇండియాకు ఆగమనం

నెహ్రూ [illegible] చర్చలనిమిత్తం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:— తృతీయ ప్రణాళికకు, సోవియట్ యూనియన్ సహాయండేసే విషయంపై ప్రధాని నెహ్రూతో, తదితర ప్రముఖులతో, ఉన్నత స్థాయి చర్చలు జరిపే నిమిత్తం రష్యా ఉపప్రధాని శ్రీ ఎ.యన్. కోసిగిన్ నేడు ఢిల్లీకి వచ్చారు.

శ్రీ కోసిగిన్, ప్రధాని నెహ్రూ, శ్రీ మొరార్జీ దేశాయ్, శ్రీ కె.డి. మాలవియా తోనూ ప్లానింగ్ కమిషన్ సభ్యులతోను సంభాషణలు జరుపుతారు.

ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్, విదేశాంగశాఖ ఉప ప్రధానమంత్రిణి శ్రీమతి లక్ష్మీ మీనన్, తదితర ప్రముఖులు శ్రీ కోసిగిన్‌కు విమానాశ్రయంలో స్వాగతమిచ్చారు.

శ్రీ కోసిగిన్‌తో పాటు, ఆయన భార్య, సోవియట్ విదేశాంగశాఖ ఉపమంత్రి శ్రీ పుష్కిన్‌కు కూడా వచ్చారు.

విమానాశ్రయంలో రష్యాలోని ప్రధాని కోసిగిన్, పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ తమరాకతో, తాము జరిపే సంభాషణలతో భారత సోవియెట్ దేశాల ఆర్థిక సంబంధాలు మరింత బలపడగలవనే ఆశాభావాన్ని ప్రకటించారు.

తృతీయ ప్రణాళికకు సోవియెట్‌రష్యా భారతదేశానికి 60 కోట్ల రూపాయలు అప్పు యివ్వనున్నది. దానివినియోగవిషయమై రేపు జరుగనున్న సంభాషణలఅనంతరం ప్రధాని నెహ్రూ కోసిగిన్‌లు ఒక ఒప్పందంపై సంతకాలు కావిస్తారు.

తాజా వార్తలు

[3 వ పేజీలో]

హైకోర్టుచే సహకార సంఘాల రిజిష్ట్రారు ఉత్తర్వుల రద్దు

హైదరాబాద్, ఫిబ్రవరి 20:— పశ్చిమ గోదావరిజిల్లా సహకార [illegible] ఫెడరేషన్ (ఏలూరు) డైరెక్టర్ల బోర్డును, గుంటూరు సహకార మార్కెటింగ్ సంఘం డైరెక్టర్ల బోర్డును నామినేట్ చేస్తూ సహకారసంఘాల రిజిస్ట్రారు చేసిన ఉత్తరువులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పి. చంద్రారెడ్డి, న్యాయమూర్తి చంద్రశేఖర శాస్త్రి నేడు రద్దుచేశారు.

రాయబార కార్యాలయాల ఖర్చులు

తగ్గించడానికై తగు చర్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:— విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో ఖర్చులు తగ్గించడానికి తగు చర్యలతీసుకొన్నామని లండన్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయానికి ఏటా 813 వేలు, మిగిలిన దేశాలలోని భారతరాయబారకార్యాలయాలకు 1958 ఏప్రియల్‌నుంచి రెండేళ్ల ఆరు మాసాల వరకు 51,42,045 రూపాయలు ఖర్చులయాయని ప్రధాని నెహ్రూ నేడు లోక్‌సభలో ఒక ప్రశ్నకు ప్రాతమూలకంగా సమాధాన మిచ్చారు.

ద్విసభ్య నియోజకవర్గాల రద్దుబిల్లుకు లోకసభ ఆమోదం: కమ్యూనిస్టుల సవరణ త్రోసివేత

ఢిల్లీ, ఫిబ్రవరి 20:— ద్విసభ్య నియోజకవర్గాలను రద్దుచేసి వాటి స్థానంలో ఏకసభ్య నియోజకవర్గాలను ఏర్పాటుచేసే బిల్లును లోకసభ నేడు ఆమోదించింది.

ప్రస్తుతపు ద్విసభ్య నియోజకవర్గాల విభజనపనికి ఒక డిలిమిటేషన్ కమిషన్‌ను నియమించాలని కమ్యూనిస్టు సభ్యుడు ప్రతిపాదించిన ఒక సవరణ చాలవోట్లవ్యత్యాసంతో వీగిపోయింది.

శ్రీ తంగమణి (కమ్యూనిస్టు—మద్రాసు) ప్రతిపాదించిన సవరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గాల విభజనపని ఎన్నికలకమిషనే సమర్థవంతంగా, త్వరగా జరపగలదని న్యాయశాఖ మంత్రి శ్రీ ఎ. కె. సేన్ చెప్పారు. నియోజకవర్గాల విభజనకు బిల్లులో పొందుపరచబడిన విధానాలనే ఎన్నికలకమిషన్ అనుసరించగలదనికూడ మంత్రి వివరించారు.

ఏ ఒక్క నియోజకవర్గము శాశ్వతంగా రిజర్వుడు స్థానంగా ఉండకుండా రొటేషన్‌సూత్రం ప్రవేశపెట్టాలని తాను ప్రతిపాదించిన సవరణను శ్రీ ఎ. పి. జైన్ (కాంగ్రెసు—యు. పి.) అంతకుముందు సభవారి అనుమతితో ఉపసంహరించుకొన్నారు.

సభలోని కొందరు షెడ్యూల్డ్ కులాల సభ్యులు తన సవరణను వ్యతిరేకిస్తుండటంచేత దానిని తాను ఉపసంహరిస్తున్నట్లు శ్రీ జైన్ చెప్పారు.

షెడ్యూల్డ్ కులాల నిజమైన ప్రతినిధులు ఎన్నిక కావటానికి ఈ బిల్లు సహాయకారి కాకపోవచ్చునని తాను అనుమానిస్తున్నట్లు తృతీయ పఠనం సందర్భంలో శ్రీ త్యాగి అన్నారు. ఈబిల్లువలన చాలమంది రాజకీయవాదుల స్థానాలకు దెబ్బతగులుతుందని, అందుచేత వైషమ్యాలు కలుగగలవని కూడ ఆయన అన్నారు. ఈ చర్యను వచ్చే జనరల్ ఎన్నికలవరకైన అమలుచేయకుండా వాయిదావేయాలని శ్రీ త్యాగి సూచించారు.

శ్రీ డి. సి. శర్మ, శ్రీ చౌధురిరణవీర్‌సింగ్ (ఇరువురు కాంగ్రెసు) బిల్లును సమర్థించారు.

ద్విసభ్య నియోజకవర్గాల విభజన న్యాయంగా అఖిల భారత రాజకీయ పార్టీలను సంప్రతించిన పిమ్మటనే జరుగుతుందని తాను ఆశిస్తున్నానని శ్రీ పి. టి. పున్నూస్ (కమ్యూనిస్టు—కేరళ) అన్నారు.

రాష్ట్ర సెక్రటేరియెట్ భవనం

హైదరాబాద్, ఫిబ్రవరి 20:— రాష్ట్ర సెక్రటేరియట్ భవనాలను బేగంపేట ప్రాంతంలో నిర్మించడానికి రాష్ట్ర మంత్రివర్గం నేడు నిర్ణయించింది. ఈ సంవత్సరమే నిర్మాణం ప్రారంభమవుతుందని మొత్తం నిర్మాణమంతా పూర్తికావడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఈ భవనాలు పూర్తిగా ఎయిర్—కండిషన్డ్ అయివుంటాయి. ఫలహారశాలలు, విశ్రాంతి గదులు, ఆటలగదులు వుంటాయి. ప్రథమ దశలో మూడు అంతస్తులు నిర్మిస్తారు. ఆటపిమ్మట మరొక రెండు అంతస్తులు నిర్మిస్తారు.

భవనాల నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్లు [illegible] మంత్రివర్గానికి అందజేశారు. వీటిలో ఒక ప్లానును ఎన్నికచేశారు. దీనిప్రకారం ఈ భవనం వర్తులాకారంగా నిర్మించబడుతుంది.

కౌన్సిల్, శాసన సభల వాయిదా

హైదరాబాద్, ఫిబ్రవరి 20:— నేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆంధ్ర శాసనసభ బుధవారం ఉదయం 8—30 గంటల వరకు వాయిదా పడింది.

కౌన్సిల్ మార్చి 6 వ తేదీ సాయంకాలం 4 గంటల వరకు వాయిదా పడింది.

బాబూజీ

"కేంద్ర బడ్జెట్టు ప్రకటన జరిగేవరకు ఇక బాకీలు పెట్టకూడదు— మన మింకా స్వీయసౌఖ్యాలను మరింతగా త్యాగం చేయవలసి వుంటుంది."

లుముంబా అనుయాయులను తక్షణం విడుదలచేయండి

కాంగో ప్రెసిడెంట్ కసావుబూకు సమితి ప్రధాన కార్యదర్శి హామర్‌షెల్డ్ లేఖ

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 20:— లియోపాల్డ్‌విల్లీ అధికారులు అరెస్టుచేసి బక్వాంగాకు తరలించుకొనిపోయిన పాట్రిస్ లుముంబా రాజకీయ అనుయాయులను వెంటనే విడుదలచేసి అప్పగించవలసినదిగా మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి హామర్‌షెల్డ్ నేడు ప్రెసిడెంట్ కసావుబూకు ఒక లేఖ వ్రాశారు.

లుముంబా రాజకీయ అనుచరులు ఆరుగురి, సైనా లియోపాల్డ్‌విల్లీ అధికారులు, బక్వాంగాకు చెరపట్టి తీసుకు వెళ్లి వుంటారని తనకు సమితి ప్రత్యేక ప్రతినిధి రాజేశ్వర దయాళ్‌వద్ద నుంచి సమాచారం చేరినదని హామర్‌షెల్డ్ తన లేఖలో పేర్కొంటూ ఇంకా ఇలాగ వ్రాశారు.

అది నిజమో అబద్ధమో సరిచూచి చెప్పడానికి అవకాశంలేకపోయినప్పటికీ ఈ విధంగా బక్వాంగాకు తరలించబడిన లుముంబా అనుచరులలో చాల మందిని బక్వాంగాకు చేరినమరుక్షణంలోనే, లియోపాల్డ్‌విల్లీ అధికారులు చంపివేశారని వదంతులు వ్యాపించాయి. అతి దహాష్ట్యంగా నిరంకుశంగా జరిగిన ఈ అరెస్టులు, మానవ హక్కులకు న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమైనవని."

సమితిప్రత్యేకప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ ఈ వైఖరిని గురించి సమాచారం అందచేయవలసినదిగా ప్రెసిడెంటు కసావుబూ, జోసఫ్ ఇలియో, ఆల్బర్ట్ కలోంజీలను అభ్యర్థించారని, కాని, వారివద్దనుంచి సమాధానం ఏమీరాలేదని హామర్‌షెల్డ్ తనలేఖలో పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన లుముంబా ఆయన సహచరుల హత్యలదృష్ట్యా ఇప్పుడుజరిగిన యీ అరెస్టులు సాధారణమైన విషయాలుగా భావించడానికి వీలులేదు. పరిస్థితి అత్యంత విషమమైనది. కనుక, రాష్ట్రపతికిముఖ్యమైన బాధ్యతవహిస్తున్న వీరూరు ఈ వైఖరిను విడుదల చేయించి తిరిగి అప్పగించబడేటట్లు చూడాలి. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరుప బడిన హింసా చర్యలు,

(మిగతా 3 వ పేజీలో)

విద్యామంత్రి రాజీనామా:

మంత్రివర్గసమావేశంలో అసమగ్ర చర్చ

శ్రీ పట్టాభి రామారావు రాజీనామా అందజేశారో లేదో వెల్లడించడానికి ముఖ్యమంత్రి నిరాకృతి

హైదరాబాద్, ఫిబ్రవరి 20:— రాష్ట్రవిద్యా, రవాణాశాఖలమంత్రి శ్రీ ఎస్.బి.పి. పట్టాభిరామారావుకు ప్రతికూలంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పువిషయం నేడిక్కడ జరిగిన రాష్ట్రమంత్రి వర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే హైకోర్టు తీర్పు నకలులభించనందువల్లను, శ్రీపట్టాభి రామారావు ఈ సందర్భంలో హాజరు కానందువల్లనూ ఈ విషయంపై చర్చ జరగలేదు.

శ్రీ పట్టాభి రామారావు రాజీనామా ఇచ్చారా అని సమావేశానంతరం ముఖ్యమంత్రిని ప్రశ్నించగా "నేనేమీ చెప్పదలుచుకోలేదు" అని ఆయన అన్నారు.

ప్రెసిడెంట్ బ్రెజ్నెవ్ అక్రానుంచి స్వదేశానికి పయనం

అక్రా, ఫిబ్రవరి 20:— సోవియెట్ యూనియన్ ప్రెసిడెంటు, శ్రీ బ్రెజ్నెవ్, నిన్న అక్రానుంచి స్వదేశానికి పయనమైనారు. నేడు మాస్కోకు చేరుకొనే లోపుగా, శ్రీ బ్రెజ్నెవ్ మొరాకోలో మజిలీ చేస్తారు. ఘనా ప్రెసిడెంటు శ్రీ ఎన్‌క్రుమా, శ్రీ బ్రెజ్నెవ్‌కు విమానాశ్రయంలో వీడ్కోలు ఇచ్చారు.

అంబికా జవ్వాజి బత్తి.
ఎల్లప్పుడు క్వాలిటీనే సెంటు, మనోహరం సెంటు, వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు (రిజిస్టర్డు) ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

శూలహరిణి
పరిణామశూలలకు
లేక
కడుపు నొప్పులకు

చిరకాలముగా ప్రసిద్ధి గాంచిన ఔషధ రాజము. ఇట్టి శూలహరిణి కనిపెట్టి సలు వంటియు కడుపు నొప్పులకు స్పెషలిస్టు అయిన డాక్టరు పి. సుబ్రహ్మణ్యంగారు 1961 ఫిబ్రవరి నెలలో యీ క్రింది విధముగా మకాము చేసెదరు.
చిత్తూరు 21—22 తేదులలో, హౌరి టూరిస్టు లాడ్జింగు మెయిన్‌రోడ్డు.
మదనపల్లి 24 తేదీ, బొంతల వెంకట రామయ్యగారి సత్రం
ఉదయం 8 ఘంటలు మొదలు సాయంత్రము 6 ఘంటలవరకు సంప్రదించ వచ్చును.
అనుభవ వైద్యశాల— నెల్లూరు—2.

చిట్ టెండరు నోటీసు

రాజమండ్రి హైవేసు ఏజన్సీ డివిజనుకు సంబంధించిన 1961—62 సంవత్సరపు హైవేసు మెయింటెనెన్సు పనులకు రిజిష్టరయిన కంట్రాక్టర్ల వద్దనుండి ఎల్. ఎస్. కంట్రాక్టు పద్ధతిని సీలువేసిన టెండర్లు 2—3—1961 తేదీన హైవేసు రాజమండ్రి డివిజనలు ఇంజనీయరు వారిచే రాజమండ్రిలో వారి ఆఫీసునందు 2—0 గంటలవరకు తీసుకొనబడును. ఆరోజు సాయంకాలమునకే 2—15 గంటలకు టెండర్లు తెరువబడును.

టెండరు ఫారములు 23—2—61 తేదీ నుండి 1—3—61 వరకు ఫారము ఒక్కంటికి రూ. 5—10 (శ్రీ డివిజనల్ ఇంజనీయరు వారి పేర చలానా 3 ఆదర్ రెమిటెన్సెన్‌కు కట్టి) దరఖాస్తుతో జతపర్చినవారికి వారి ఆఫీసు పనుయములందు అమ్మబడును.

సదుల వివరములు వాటికి సంబంధించిన డిపాజిట్టు వివరములకు, డివిజనల్ ఇంజనీయరు వారి ఆఫీసు నోటీసు బోర్డులోగాని, అసిస్టెంట్ ఇంజనీర్ల ఆఫీసు నోటీసు బోర్డులలో గాని, సెక్షన్ ఆఫీసర్ల, ఆఫీసు నోటీసు బోర్డులలో గాని చూడవచ్చును.

(సం) టి. అచ్యుతరామయ్య,
డివిజనల్ ఇంజనీయరు, హైవేసు
ఏజన్సీ డివిజను, రాజమండ్రి.

ఎవరెస్టు
కుట్టు మెషిన్లు



ఇండియాలో తయారయ్యే శ్రేష్ఠమైన కుట్టు మెషిన్లు. విదేశపు మెషీన్లంత ఉత్తమమైనవి. నమ్మకమైనవి. అందంగా నుండును. దీర్ఘకాలం మనును.
దొరకుచోటు:
మహమ్మద్ ఇబ్రహిం అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, మదరాసు-2.
బెంగుళూరు హైదరాబాద్

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

కేంద్ర మరియు మైసూరు సర్కారుల ఉత్తరవు ప్రకారము జరిగే జనాభా సేకరణలో వీరశైవు లందరూ, తమ ధర్మమును 'లింగాయత' లేక 'వీరశైవ' అని మాత్రమే వ్రాయించండి. మీ తెగునుగాని వృత్తులుగాని వ్రాయవద్దు.

అ. భా. శివానుభవ సంస్థ,
శ్రీ మురుఘా మఠ, దారవాడ.

ఫర్నిచరు అమ్మకం

రామాటాకీసు, రాజమండ్రి

రామాటాకీసులో తీసివేసిన ఫర్నిచరు, కుర్చీలు, బెంచీలు సి.యం.పి 7874—60 ఆఫ్ సి.ఆర్.పి 1897 ఆఫ్ 58 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టువారి ఆర్డరు ప్రకారం విడిగాను, లాట్లుగాను, 22—2—61 నుండి 24—2—61 వరకు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు వేలములో అమ్మబడును. విడిగా రూ 5 లు లాట్లుగా 25— డిపాజిట్టు కట్టవలెను. పాటసొమ్ము వెంటనే కట్టవలెను.

కవికొండల శ్రీరామచంద్రమూర్తి బి.ఏ. బియల్
అడ్వకేటు రిసీవరు ఒ.యస్ 29/58
తూ.గో. జిల్లా కోర్టు ఫయిలు.

భద్రాచలం, ఫిబ్రవరి 16 :— భద్రాచలంజిల్లా కబ్‌మాస్టర్ల శిక్షణ ఇటీవల పూర్తి కాబడినది. షుమారు 54 గురుఉపాధ్యాయులు మూడు జిల్లాలనుండి వచ్చి శిక్షణ పొందారు. క్యాంపు ఆఫీసరు శ్రీ టి. ఎస్. ఎస్. శర్మ శిక్షణ యిచ్చారు. శ్రీ టి. వి. జి. ఆర్ కృష్ణమూర్తి శ్రీ వి. ఎస్. శర్మసహాయకులుగ పనిచేశారు.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ సప్తమి
1961 ఫిబ్రవరి 21, మంగళవారం
సప్తమి రా 1—34 వరకు
భరణి ప. 12—20 వరకు
వర్జ్యం రా. 1—01 మొదలు 2—39 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 21, మంగళవారం

ఆంధ్ర బడ్జెట్

ఆంధ్ర ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు ఈ సంవత్సరం తప్పనిసరిగా తరుగు బడ్జెటు తయారుచేయవలసి వచ్చింది. వచ్చే సంవత్సరానికి ప్రభుత్వాదాయం రు 85.13 కోట్లు, వ్యయం రు 87.63 కోట్లుగా అంచనా వేశారు. తత్ఫలితంగా తరుగు రు 2.50 కోట్లు.

సవరించబడిన అంచనాల ప్రకారం, జరుగుతున్న సంవత్సరానికి ఆదాయం రు 87.80 కోట్లు. వ్యయం రు 86.12 కోట్లు కాగా, మిగులు రు 1.68 కోట్లు. ఆదాయంలో వచ్చే సంవత్సరం తరుగుదల, ముఖ్యంగా ఆదాయపుపన్ను (రు 52లక్షలు), తక్కువ జీతాల ప్రభుత్వోద్యోగుల కరవుభత్యంలో పెరుగుదలకు కేంద్ర సహాయం (రు 2 కోట్లు) విషయాల్లో జరిగిందని మంత్రిగారు చెప్పారు.

తరుగును భర్తీచెయ్యడానికి క్రొత్త పన్నులు వారేమీ తలపెట్టలేదు. క్రమేణా ఈ లోటును భర్తీచేసుకోడానికి తగు కృషి చేయాలనిమాత్రం అన్నారు. ఆ కృషి కొంతకాలం తర్వాత అయినప్పటికీ క్రొత్త పన్నుల రూపంలో ఉండబోదనే విశ్వసిస్తున్నాము. రాష్ట్రప్రజ ఇప్పటికే పన్నులభారంతో చాలా క్రుంగిపోతూ వుండడం ప్రభుత్వానికైనా తెలియనివిషయం కాదు.

ప్రభుత్వాదాయం విషయంలో ఇక్కడ మరొక్క సంగతి గమనించవలసి వుంది. రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్, విద్యుచ్ఛక్తి బోర్డుల ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వాదాయం రు 100 కోట్లు దాటుతున్నది. నిర్వహణ సౌకర్యం నిమిత్తం పై సంస్థలిప్పుడు స్వతంత్ర సంస్థలుగా మార్చబడ్డాయి.

ఈ ప్రణాళికా యుగంలో తరుగు బడ్జెట్లనుగురించి అంతగా భయపడవలసిన పనిలేదుగాని, వివిధ ప్రణాళికలకయ్యే ఖర్చులలో దుబారాలేకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. అనవసరమైన జాప్యాలు చెయ్యడం కూడా దుబారా క్రిందికే వస్తుంది. పరిపాలనాయంత్రం ఇందుకు తగిన రీతిగా కట్టుదిట్టం చేస్తే తప్ప ప్రయోజనంలేదు. పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులపై నిర్ణయాలను ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.

మన రాష్ట్రపు పబ్లిక్ ఋణ బాధ్యత వచ్చే సంవత్సరాంతానికి రు. 230 కోట్లుగా అంచనా వెయ్యబడింది. ఈ బాధ్యతకు తగిన లాభసాటి వసతులు మనకు చాలా వున్నమాట వాస్తవమే. కాని నీటి పారుదల పథకాలవంటి వాని పెట్టుబడిపై వడ్డీ ఏ కొంతైనా తీర్చగలిగే పరిస్థితి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టుతుంది. మన కున్న అప్పులపై వడ్డీయే ఇంచుమించు రు. 8.14 కోట్లదాకా వుంటుందని ఆర్థిక మంత్రి అన్నారు. అట్లని పెట్టుబడులకు ఋణ సేకరణమే మానివేస్తే, శాశ్వత ప్రయోజన కారులైన ఏ ప్రాజెక్టులనూ మనం నిర్మించుకోలేక పోతాము.

ప్రణాళికలనేవి ఇటువంటి ఋణ త్రోవలో నిరుపద్రవంగా ప్రయాణం చెయడానికే ఏర్పడ్డాయి. అనుభవజ్ఞులైన అర్థశాస్త్రవేత్తల పర్యవేక్షణక్రింద ఋణసేకరణం అభ్యుదయ సాధనకే ఉపయోగిస్తుంది. అయితే, ఆ ప్రణాళికలను అమలు జరపడంలో లోపాలు జరగకుండా అత్యంత జాగరూకత వహించడమే కావలసింది.

వచ్చే సంవత్సరంనుంచీ తృతీయ పంచవర్ష ప్రణాళిక అమలు జరుపుకోబోతున్నాం. ఇందుకు రు. 305 కోట్ల వ్యయం మన రాష్ట్రానికి నిర్దేశించబడింది. పెట్టుబడి వినియోగ కార్యక్రమంక్రింద వచ్చే సంవత్సరం రు 34.55 కోట్లు కేటాయించబడ్డాయి. వీటి వివరాలను పరిశీలిస్తే, ఈ పద్దులన్నీకూడా చాల ముఖ్యమైనవే యన్న సంగతి మనకు తేటతెల్లమౌతుంది.

రివిన్యూ ఖాతానుంచి చేసే ఖర్చులలో, జీవనోపాధి సదుపాయములులేని వృద్ధులకు వార్ధక్యపు పింఛనులు మంజూరు చేసే నిమిత్తం రు. 3 లక్షలు కేటాయించారు. ఇది కొద్ది మొత్తమే అయినా, ఈ శుభారంభం ఎంతైనా మెచ్చదగ్గది. ముందు ముందు ఈ పద్దుక్రింద కేటాయింపు ఇంకా పెరగ గలదని ఆశించవచ్చు.

ఆర్థికసహాయంలేని కారణంచేత సాంకేతిక, వృత్తి కళాశాలల్లో చదువు కొనసాగించుకోలేని విద్యార్థులకు విద్యాఋణాలు మంజూరు చెయ్యడానికై కేటాయింపు రు 2 లక్షల నుండి రు. 4 లక్షలకు పెంచడం ముదావహం. పేదతనం కారణంగా, మెరికలవంటి విద్యార్థులెందరో, పైన చెప్పిన ఉన్నత విద్యావకాశాలు లేక దిగనాసిల్లిపోవడం జరుగుతున్నది. ఇది వారి దౌర్భాగ్యమేకాదు. దేశ దౌర్భాగ్యమనికూడా చెప్పక తప్పదు. ఈ పద్దుక్రింద కేటాయింపును పెంచినందుకు ఆంధ్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము.

మన రాష్ట్రంలోను, ఇతర రాష్ట్రాలలోను తెలుగు సంస్థలకు ఆర్థిక సహాయం చెయ్యడానికి రు 2.25 లక్షలు ప్రత్యేకించడంకూడా బాగున్నది. జిల్లాలలో నాటకశాలల నిర్మాణానికి గ్రాంట్లు ఇచ్చేనిమిత్తం కేటాయించిన లక్షరూపాయలు అత్యల్పమనేమాట నిజమే అయినా, ఈ సత్కార్యపు ఆవశ్యకత గుర్తించబడినది కనుక, ముందు సంవత్సరాల్లో దీనికింకా ఎక్కువ కేటాయింపులే జరగగలవని ఆశించవచ్చు.

సాహిత్య అకాడమీకి గ్రాంటు రు 50 వేలనుంచి రు 1 లక్షకు, సంగీతనాటక అకాడమీకి రు 35 వేలనుంచి రు 1 లక్షకు, లలితకళా అకాడమీకి రు 15 వేలనుంచి రు 25 వేలకు పెంచడం కూడా ప్రశంసాపాత్రం. ఈ సంస్థలు ఎంత చైతన్యంతో ప్రకాశిస్తే రాష్ట్రానికి అంత శుభం. కాని, గ్రాంట్లు మంజూరు చేస్తున్న కారణంగా వీటిని ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకోడానికి ప్రయత్నించడం మాత్రం తగదు. అకాడమీ సభ్యులను నామినేటు చేసే అధికారాన్ని తనంతటతానే వదలుకొని, ఈసంస్థలు స్వతంత్రమార్గాన వికసించే అవకాశాలు కల్పిస్తే విజ్ఞలోకం మెచ్చుతుంది.

పారిశ్రామికంగా వెనుకబడ్డ ఆంధ్రప్రదేశంలో పరిశ్రమల వ్యాప్తికై ప్రభుత్వం ప్రయివేటు పారిశ్రామికులకు అనేక విధాల ప్రోత్సాహం కల్పింపదలచినట్లు ఆర్థికమంత్రి వ్రాసుచ్చారు. ఈ కార్యం త్రికరణశుద్ధితో కొనసాగించే పక్షంలో రాష్ట్రంలో పరిశ్రమలు సత్వరంగానే అభివృద్ధి చెందగలవు.

దీర్ఘకాలానికి ఫలితానకివచ్చే పెద్ద ప్రాజెక్టు లొకప్రక్క ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నప్పటికీ, త్వరితగతిని సత్ఫలితాలనిచ్చే మధ్యరకం ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో విశేష శ్రద్ధ వహించడం అవసరం. వీటి వలననే ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరుతుంది.

(8 వ కాలం తరువాయి)

టానికిగాను కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. రోడ్డు పనులు, మంచినీటి బావులను లోతుగా త్రవ్వటం, చెరువులకు మరమ్మతులు లాంటి సహాయక కార్యక్రమాలకు గాను ప్రభుత్వం కోటిరూపాయలకుపైగా మంజూరుచేసింది. పరిస్థితి తీవ్రతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఆదుకొన్నది. చిన్న నీటిపారుదల కార్యక్రమాలకు అదనంగా కేటాయింపులు చేసింది. బావుల విరాళపు కొత్త పథకంకింద ఋణాలను ఇవ్వటానికి కూడా అదనపు కేటాయింపులు చేసింది.

ఈ మొత్తాలను మంజూరు చేస్తూ, జిల్లా పరిషత్తులతో సంప్రదించి సహాయక కార్యక్రమాలను నిర్ణయించాలని, ఈ పనులను అమలు జరపటంలో ఈ స్థానిక సంస్థల సహాయాన్ని పొందాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.

వర్షాభావానికి గురి అయిన జిల్లాల్లో ప్రభుత్వం ధారాళంగా కిస్తీ మినహాయింపును మంజూరు చేసింది. ఈ మినహాయింపుకు సంబంధించిన మరికొన్ని సహాయక పూర్వకమైన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవి. త్వరలో ఉత్తర్వులు జారీచేయబడుతాయి.

పరిపాలనా సంస్కరణలు

పరిపాలనా సంస్కరణల సంఘపు నివేదికను ఇదివరకే సభముందు నివేదించడమైనది. ప్రభుత్వ వ్యవహారాలకు ఇంకెక్కువ వేగాన్ని, సామర్థ్యాన్ని సమకూర్చేందుకై ఈ సంఘం అనేకమైన విధానాలను సిఫార్సుచేసింది. ఒక సిఫార్సు ఏమిటంటే, సెక్రటేరియట్‌తో హెడ్స్ ఆఫ్ డిపార్టుమెంటులను అంచెల వారిగా కలిపివేయటం. ఇంకొక సిఫార్సు ఆర్థిక అధికారాలను వికేంద్రీకరించటం, ఆర్థిక విధానాలను తేలికపరచటం, కొన్ని శాఖలను పునర్నిర్మించటం వగైరా, — ఇలా కొన్ని సిఫార్సులు చేయబడినాయి.

ఈ ప్రతిపాదనలను మంత్రివర్గపు ఉపసంఘం పరిశీలిస్తోంది. దీనికి ఉపముఖ్యమంత్రి అధ్యక్షులు. ఈ సిఫార్సుల విషయంలో ప్రభుత్వం తన తుది నిర్ణయాలను ప్రకటించటానికి ఎక్కువ కాలం పట్టక పోవచ్చు.

లంచగొండితనం నిర్మూలన శాఖ

లంచగొండి తనాన్ని నిరోధించేందుకై మరింత పటిష్ఠమైన చర్యలను తీసుకొనవలసింది గౌరవసభ్యులు, ప్రజలు కూడా కోరుతూ వున్నారు. ప్రభుత్వం ఇందుకని విడిగా ఒక లంచగొండితనం నిరోధక సంస్థను ఏర్పాటు చేసింది. తగిన సిబ్బందిని ప్రధాన కార్యాలయంలోనూ, జిల్లాల్లోనూ సమకూర్చింది. ఈ కొత్త సంస్థకయ్యే ఖర్చుకై వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ. 9.36 లక్షల మొత్తం కేటాయించ బడింది.

ఎక్సైజు, మద్యపాన నిషేధం

ఆంధ్ర ప్రాంతంలో మద్యపాన నిషేధపు చట్టాలను అమలు జరిపేందుకు ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని నిశ్చయించటమైంది. రివిన్యూబోర్డు అజ్మాయిషీ కింద ఈ సంస్థ పని చేస్తుంది. తెలంగాణాలోని ఎక్సైజు వ్యవహారాలను రివిన్యూ బోర్డు చూస్తోంది. ఈ కొత్త సంస్థకు ఏడాదికి రూ. 32 లక్షలు ఖర్చు కావచ్చు.

మూడవ ఆర్థిక సంఘం

రాజ్యాంగపు 280 వ సూత్రాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం మూడవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘం సిఫార్సు చేయవలసిన విషయాలు దిగువన పేర్కొనబడినాయి:—

(1) ఆదాయపు పన్నుకు చెందిన నికరపు మొత్తాన్ని యూనియన్‌కు, రాష్ట్రాలకు మధ్య పంపిణీ చేయటం; రాష్ట్రాలవాటాలను రాష్ట్రాలకు కేటాయించటం.

(2) నిర్దిష్ట వస్తువులపై యూనియన్ ఎక్సైజ్ డ్యూటీల్లాంటి ఇతర కేంద్ర పన్నులను పంపకం కాదగు పన్నులను కేటాయించటం, అమ్మకం పన్ను స్థానే కొన్ని వస్తువులపై విధింపబడిన అదనపు ఎక్సైజ్ డ్యూటీల నికరపు మొత్తాన్ని పంపిణీ చేయటం.

(3) భారత దేశపు కన్సాలిడేటెడ్ ఫండ్ లోంచి రాష్ట్రాల రివిన్యూల సహాయక గ్రాంట్లకు వర్తించే సూత్రాలు.

(4) దిగువవాటి పంపకానికి వర్తించే సూత్రాలు:—

(అ) వ్యవసాయ భూమికి చెందని ఆస్తి విషయంలో ఎస్టేటు డ్యూటీ నికరపు వసూళ్ళు.

(ఆ) రైల్వే ప్రయాణీకుల టిక్కెట్లు రుసుముపై పన్నుకు చెందిన నికరపు వసూళ్ళు.

ఈ విషయాలన్నింటిమీద మన ప్రభుత్వం చేయవలసిన వాదాన్ని ఆర్థిక శాఖ తయారు చేస్తోంది. మన రాష్ట్రావసరాల దృష్ట్యా యింకా ఎక్కువ రివిన్యూల పంపకం జరిగేలాగున యీ గ్రాంటులద్వారా కేంద్ర ఆర్థిక సహాయం ఎక్కువ లభించేలాగున సంఘం సిఫార్సులు చేయగలదని ఆశిస్తున్నాము. తక్కువ జీతాల ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే కరవు భత్యంలోని పెరుగుదలకు కేంద్ర సహాయాన్ని అర్థించేవిషయంకూడామూడవ ఆర్థిక సంఘంతో సంప్రదించాలని వున్నది. 1957 లో ఇది మొదటిసారిగా మంజూరైంది. 1961 మార్చి 31 వ తేదీవరకు ఇది వర్తిస్తుంది. వచ్చేరంనుంచి ఈ సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయవచ్చు. మూడవ ఆర్థిక సంఘపు దృష్టికి తేవాలనుకుంటున్న మరొక ముఖ్యవిషయం కేంద్ర ఋణాలపై. ముఖ్యంగా నాగార్జున సాగర్ నీటిపారుదల ప్రాజెక్టుల్లాంటి వాటిపై వేయుదగు వడ్డీరేటు, వాటి తిరిగి చెల్లింపుకు వర్తించే నిబంధనలు.

కొత్తగూడెం ఫ్యాక్టరీకి బడ్జెట్‌లో కేటాయింపు

(4 వ పేజీ తరువాయి)

నిర్వహణాసౌకర్యం కోసం ఇవి చట్టబద్ధమైన స్వతంత్రసంస్థలుగా మార్చబడినాయి. వాటి ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే 1961—62 లో ఆంధ్రప్రదేశ్ మొత్తం రివిన్యూ రూ. 100 కోట్లదాకా పెరుగుతుంది. వివరాలు:—

	(రూ. కోట్లు)
1. సాధారణ రివిన్యూలు ...	85.13
2. రోడ్డు ట్రాన్సుపోర్టు కార్పొరేషన్ ...	7.50
3. విద్యుచ్ఛక్తి బోర్డు ...	7.38
మొత్తం...	100.01

పెట్టుబడి వినియోగం

పెట్టుబడి వినియోగకార్యక్రమం క్రింద 1961—62 సంవత్సరానికి రూ. 34.55 కోట్ల మొత్తం ఖర్చు కేటాయించ బడింది. ఇందులో రూ. 27.44 కోట్లు ప్రణాళికా పథకాలకు చెందుతుంది. మిగతా రూ. 7.11 కోట్లు జమీందారీల నష్టపరిహారం ఎరువుల ఫ్యాక్టరీ, ఆఫీసుల కట్టడాలులాంటి ప్రణాళికేతర అంశాలకు చెందుతుంది. కొత్తగూడెం ఎరువుల ఫ్యాక్టరీని ప్రైవేటు రంగానికే అప్పగించే అవకాశం ఎక్కువ వుంది. అప్పుడు దానికని కేటాయించిన సెక్యూరిటీలను ప్రభుత్వం తెలంగాణాలో ఇతరఅభివృద్ధి పథకాలకు వినియోగించగలుగుతుంది. ఈ లోపల బడ్జెట్‌లో రూ. 2.50 కోట్ల కేటాయింపు చేయబడింది. పరిస్థితుల బట్టి అందుకనుగుణంగా సెక్యూరిటీలను సొమ్ము చేసుకొనటం జరుగుతుంది. అవిధంగా జమ చూపించబడింది.

రూ. 34.55 కోట్లు దిగువ విధంగా కేటాయింప బడినాయి:—

	(రూ. కోట్లు)
నీటిపారుదల ...	15.67
విద్యుచ్ఛక్తి (విద్యుచ్ఛక్తి బోర్డు ద్వారా జరిగే పెట్టుబడి ఖర్చు మినహా) ...	5.56
సివిల్ పనులు ...	4.83
ప్రజారోగ్య పథకాలు ...	0.94
పారిశ్రామిక సంస్థల్లో పెట్టుబడులు ...	5.29
జమిందారులకు నష్ట పరిహారం ...	1.65
మిగతా అంశాలు ...	0.61
మొత్తం	34.55

పెట్టుబడి వినియోగపు ప్రధాన అంశాలు:—

	(రూ. లక్షలు)
1. నాగార్జున సాగర్ ప్రాజెక్టు	900
2. తుంగభద్ర ఎగువ కాలువ	132
3. వంశధార ప్రాజెక్టు	18
4. కర్నూలు—కడప కాలువ	28
5. ధాజోలిబండ మళ్ళింపు పథకం	37
6. కడం ప్రాజెక్టు	61
7. పోచంపాడు ప్రాజెక్టు	44
8. మూసీ ప్రాజెక్టు	10
9. తుంగభద్ర హైడ్రో థర్మల్ పథకం ...	21
10. ఎగువ సీలేరు జల విద్యుచ్ఛక్తి పథకం. ...	173
11. శ్రీకాకుళం జల విద్యుచ్ఛక్తి పథకం (ప్రారంభపు పనులు	32
12. తెలంగాణా హైడ్రో థర్మల్ పథకం. ...	138
13. కొత్త గూడెం విద్యుచ్ఛక్తి పథకం (ప్రారంభపు పనులు.	32
14. ఆంధ్ర పేపర్ మిల్లులు	94
15. ఎరువుల ఫ్యాక్టరీ	250
16. సెక్రెటేరియట్ కట్టడాలు వగైరా	30
17. పోలీసు కట్టడాలు	28

ఋణాలు, అడ్వాన్సులు

సానిక సంస్థలు, వ్యవసాయదారులు, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు వగైరాలకు సహకార పరపతి సంస్థలనుంచి, జీవిత భీమా సంస్థనుంచి, రిజర్వు బ్యాంకునుంచి, ఇతర సంస్థలనుంచి పరపతి లభిస్తుంది. ఇందుకు అదనంగా ఇంకా పరపతి వసతులను కల్పించటానికిగాను ఋణాలు, అడ్వాన్సుల కింద రూ. 13.13 కోట్లు కేటాయించబడింది. ఋణాలు, అడ్వాన్సుల ముఖ్యాంశాలు దిగువన చూపబడినాయి:—

	రూ. లక్షలు
1. నీటిసప్లయి, మురుగు పారుదల, రోడ్ల వగైరాలకు, పురపాలక సంఘాలకు ఋణాలు	127
2. రైతులకు అడ్వాన్సులు ——	
(అ) అమ్మోనియం సల్ఫేటు సప్లయికు తక్కువ గడువు అప్పులు	250
(ఆ) విత్తనాలను అధికంగా పండించి పంపిణీ చేసే పథకాలు	18
(ఇ) ఇతర తక్కావి అడ్వాన్సులు	71
(ఈ) వ్యవసాయ ఋణాల చట్టం కింద అప్పులు	55
3. చిన్న పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు అడ్వాన్సులు	34
4. కమ్యూనిటీ ప్రాజెక్టులకింద, జాతీయ విస్తరణ సేవా పథకాల కింద ఋణాలు	94
5. పారిశ్రామిక, స్వల్పాదాయ వర్గాల గృహ నిర్మాణ పథకాలకు ఋణాలు	132
6. సహకార భూమి తనఖా బ్యాంకులకు తక్కువ గడువు ఋణాలు	42
7. సహకార విక్రయాభివృద్ధి పథకం కింద సహకార సంఘాలకు ఋణాలు	17

ప్రజల నుంచి ఋణం

1961—62 వసతుల అంచనాలను వేసినప్పుడు, చిన్న పొదుపు ఉద్యమంద్వారా రాగల రూ. 2.50 కోట్లకు అదనంగా ప్రజలనుంచి రూ. 12 కోట్లు ఋణం లభిస్తుందని భావించటం జరిగింది. విద్యుచ్ఛక్తి బోర్డు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ వచ్చే ఏడాది తమ ప్రణాళికలకు డబ్బును సమకూర్చుకొనటానికి అవసరమైతే [illegible] 12 కోట్ల మొత్తంలో చేర్చుతున్నాము.

ఎరువుల [illegible] లుగా ఇచ్చే తక్కువ గడువు ఋణాలు, ప్రణాళికకు చెందని ఇతర నిర్దిష్ట ఋణాలవేగాక, అదనంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా పథకాలకు, ఋణసహాయం కింద రూ. 23 కోట్లను సమకూరుస్తుందని అనుకుంటున్నాం.

రిజర్వు బ్యాంకు, జీవిత భీమాసంస్థ వగైరాల నుంచి లభించే ఋణ సహాయం కూడా జమ చూపబడింది.

ఖర్చు అంచనాల్లో వచ్చే ఏడాది తీర్చవలసిన వివిధ ఋణాల చెల్లింపుకు రూ. 45.57 కోట్ల మొత్తం చేర్చబడింది.

మొత్తం పబ్లిక్ ఋణపు బాధ్యత 1962 మార్చి మాసాంతానికి రూ. 230.39 కోట్లు ఉండవచ్చు.

అయితే, ఈ విస్తార బాధ్యతకు తగిన వసతులు ఉన్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, హైడ్రో—థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలు, కట్టడాలు, ఫ్యాక్టరీలు—ఇవి లాభసాటి వసతులే. కాగా, వసూలు చేసుకోవలసిన ఋణాలు, అడ్వాన్సులు ఉన్నాయి. గిల్ట్—ఎడ్జిడ్ సెక్యూరిటీల్లాంటి వసతులు, వాటాలు, వగైరాలూ ఉన్నాయి. అయితే, మనకు ఆందోళన కల్గిస్తున్న విషయం ఒకటుంది. ఈ అప్పుల వ్యవహారాలకయ్యే ఖర్చు పెచ్చుపెరిగిపోతూంది. కేవలం వడ్డీయే ఇంచుమించు రూ. 8.14 కోట్లదాకా వుంటోంది.

విద్యుచ్ఛక్తి, రవాణా పథకాలకు ప్రారంభం నుంచే సంపాదన బాగానే వుంటుంది. కాని నీటిపారుదల పథకాలకు వాటిపెట్టుబడిపై వడ్డీలో కొంతభాగాన్నైనా తీర్చుకొనటానికి చాలాకాలం పడుతుంది. పదేళ్లు కూడా పట్టవచ్చు. ఈ పథకాల తత్వమే అట్టిది. కేవలం ఒక్క నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైనే మన పెట్టుబడి ఇప్పుడు రూ.39 కోట్లు వుంది. ఏడాదికి వడ్డీ ఇంచుమించు రూ. 1.56 కోట్లు. ప్రాజెక్టు నుంచి వచ్చే గిట్టుబాటు ఇందుకు ఎప్పటికీ చాలదు.

ఏడెనిమిదేళ్లు గడిచాక విద్యుచ్ఛక్తి పథకాలు వడ్డీ తాకిడిని తట్టుకొనటానికి తగినంత నికరాదాయాన్ని సంపాదించుకొన గలిగేవి. కాని ఇప్పుడు వడ్డీలో సగం భాగాన్ని అయినా తీర్చుకొనగలిగిన స్థితిలో లేవు. ఇందుకు ముఖ్యకారణం — యంత్రాల ఖరీదు, అలాగే పరికరాల ఖరీదు అతిగా పెరిగిపోవటం.

ఈవిషయం యావత్తూ జాగ్రత్తగా పరిశీలించాలి.

సాధనా సదుపాయాలు

1960—61 లో మన సాధనా సదుపాయాల స్థితి ఏమంత తృప్తికరంగా లేదు. మనం ఇంచుమించు పోయిన పాడుగూతా రిజర్వు బ్యాంకు సమకూర్చిన తక్కువ గడువు సాధనా సదుపాయాల అడ్వాన్సుల మీదనే ఆధారపడవలసివచ్చింది. 1961 మార్చి మాసాంతానికి రూ. 9.08 కోట్ల తరుగువుంటుందని మొదట్లో బడ్జెట్‌లో లెక్కించుకున్నాం. బడ్జెట్‌లో ప్రణాళికకని కేటాయించిన రూ. 44.04 కోట్ల ఖర్చును రూ. 40 కోట్లకు పరిమితం చేస్తే, చివరకు అప్పు మొదట్లో అనుకున్న దానిల్లో సగానికి తగ్గగలదని అనుకున్నాం. మరి, పోచంపాడు ప్రాజెక్టు, సెక్రెటేరియట్ కట్టడాలు, ఎరువుల ప్రాజెక్టుల్లాంటి చాలా విషయాలకు ఖర్చు కానేలేదు. అయినా, ఏటేటా ఖర్చు వేగం ఎంతగా పెరిగిపోతోందంటే వసూళ్లకు, పంపకాలకు మధ్య లోటు వుంటూనే వుంది. అయితే, రెండవ ప్రణాళిక లక్ష్యాలను సాధించుకోవలసిన అవసరమూ వుంది. ఇలాంటి వివిధ కారణాల దృష్ట్యా మొదట్లో అనుకొన్నట్టు 1960—61 లో ప్రణాళికా వ్యయాన్ని రూ. 40 కోట్లకు పరిమితం చేయటం సాధ్యపడలేదు. కాగా మొత్తం, రూ. 47 కోట్లు వినియోగమయ్యేట్లుగా ఖర్చు వేగాన్ని అధికం చేయవలసివచ్చింది. ఈ విషయం మనకు కొంత ఆందోళన కల్గించింది. రిజర్వు బ్యాంకుకు, ఢిల్లీలోని మన స్నేహితులకు కొంత ఇబ్బంది కలిగింది. అయితే రెండవ పంచవర్ష ప్రణాళికలను జయప్రదంగా అమలు జరుపుకున్న రాష్ట్రాలమధ్య ఇందువల్ల మనకూ ఉన్నతాసనం లభించింది. ఇది మనం గర్వించవలసిన విషయం. 1960—61 సంవత్సరం రూ. 7.61కోట్ల లెక్కపుతరుగుతో ముగుస్తుందనుకున్నాం. 1961—62 బడ్జెట్ అంచనాలు మొత్తం రూ. 3.94 కోట్ల తరుగును సూచిస్తున్నాయి. తత్ఫలితంగా 1962 మార్చి మాసాంతానికి రూ. 11.55 కోట్ల తరుగు వుంటుంది. ఇందుకు ప్రతిగా అవతల వివిధమైన నిలవలు ఉన్నాయి. పరిస్థితి అసంతృప్తికరంగా వున్నమాట నిజమే. కాని ఆందోళన పడవలసిన అవసరం మాత్రం లేదు. మన పన్నుల ఆదాయం నిరాటంకంగా పెరుగుతూనే వుంది. గడచిన కొలది సంవత్సరాల్లోనూ ప్రజలనుంచి ఆశించినట్లే ఋణాలు లభిస్తూ వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు మామూలుగా సమకూర్చే ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను, సాధనా సదుపాయాలను కాస్త ధారాళంగా దృష్టిలోకి తీసుకోవలసిందిగా రిజర్వు బ్యాంకుతో ప్రస్తావించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే, ఎప్పుడో 1952 లో జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో చేసిన నిర్ణయాలపై ఇప్పటి ఏర్పాట్లు ఆధారపడి వున్నాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక అప్పుడే మొదలైంది. రెండవ ప్రణాళికను అమలు జరపటంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాగలవో ఎవరూ సరిగా వూహింప జాలని సమయం అది. ఈ ఇబ్బందులను జయప్రదంగా ఎదుర్కొనటానికి ఎంతగా కృషి చేయవలసి వుంటుందో వూహించటం అప్పట్లో కష్టం.

పారిశ్రామికాభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వెనుకబడివుంది. అందుకే ప్రభుత్వం ఎలా రాష్ట్రం పారిశ్రామిక మార్గంలో పురోగమించగలదా అని సాధనా విధానాల గురించి ఆలోచిస్తూనే ఉన్నది. మనభౌగోళికస్థితికి, ప్రకృతి వసతులకు తగ్గట్టుగా మనం పారిశ్రామికమార్గంలో పురోగమించాలి. అయితేయేం, ప్రభుత్వం పబ్లిక్‌రంగంలో ఎలాంటి భారీ ప్రాజెక్టులను గాని లేదా చిన్న ప్రాజెక్టులను చాలా వాటిని గాని ప్రారంభించటానికి వీలులేక పోయింది. ప్రభుత్వానికి అనువు ఉన్న వసతులే అంతంత మాత్రపు. మరి వాటిని చాలావరకు నదీలోయ ప్రాజెక్టులకు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి సమాజాభివృద్ధి వగైరాలకు వినియోగించవలసి వస్తోంది. [illegible] కాలంలో [illegible] సంబంధించి సంతవరకు మనం ఎక్కువగా ప్రైవేటు రంగంపైనే ఆధారపడవలసి వుంటుంది.

అయినా ప్రభుత్వం ప్రభుత్వ యాజమాన్యంలో వున్న ఆంధ్ర పేపర్ మిల్సు విస్తరణ పథకాన్ని అమలు జరపటానికి పూనుకొన్నది. ఇందుకై రూ. 5 కోట్లను ఖర్చు పెట్ట దలచుకున్నది. ఇందువలనంగా ఉత్పత్తి ఇప్పటి రోజువారి ఎనిమిది, పది టన్నుల నుంచి కార్యక్రమం పూర్తి అయ్యేనాటికి అరవై, డెబ్బది టన్నుల దాకా పెరుగుతుంది. ఈమిల్లులకు జాయింట్ స్టాక్ కంపెనీ పద్ధతి ప్రకారం నిర్వహణను ఏర్పరచాలని ఉన్నది. ఇలాగే గూడూరు లోని సిరామిక్ ఫ్యాక్టరీని బ్లాక్ గ్లాస్ ఫ్యాక్టరీని కూడా నడపాలని వుంది.

ప్రభుత్వం మూడు ప్రభుత్వ కార్పొరేషన్లను స్థాపించాలని అనుకొన్నది. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ. ఇది పెద్దరకం, మధ్యరకం పరిశ్రమలకు ఉపకరిస్తుంది. రెండవ సంస్థ చిన్నస్థాయి పరిశ్రమల అభివృద్ధి సంస్థ. మూడవది ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ. మొదటి సంస్థ అప్పుడే ఏర్పాటు చేయబడింది. కోటి రూపాయల ప్రారంభపు పెట్టుబడితో ప్రారంభింప బడింది. ఈ పెట్టుబడి క్రమేణా రూ. 3కోట్లకు పెంచబడుతుంది. స్థూలంగా ఈ సంస్థ లక్ష్యమేమిటంటే కావలసిన అనుకూల పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించటం. ఈ లక్ష్యాన్ని సాధించటానికై తగిన ప్రమాణంలో పారిశ్రామిక సంస్థలకు పథకాలను, ప్రాజెక్టులను తయారు చేస్తుంది. పారిశ్రామికులు పూనుకొని సంస్థ దృష్టికి తెచ్చే ప్రాజెక్టుల విషయంలో సహాయపడుతుంది. వాటాలు తీసుకోవచ్చు. లేదా ఋణాలు ఇవ్వవచ్చు. ఏవైనా పారిశ్రామిక సంస్థలను కూడా నిర్వహించవచ్చు.

త్వరలో రిజిస్టరు అవుతుందనుకుంటున్న చిన్న స్థాయి పరిశ్రమల అభివృద్ధి సంస్థకు ప్రారంభంలో పెట్టుబడి రూ. 50 లక్షలు వుంటుంది. ఈ సంస లక్ష్యాలు చిన్నస్థాయి పరిశ్రమలకు పథకాలు వేయటం, వాటిని ఏర్పాటు చేయటం, ప్రోత్సాహపరచటం, నిర్వహించటం.

ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకూడా త్వరలో రిజిస్టరు కావచ్చు. దీనికి ప్రారంభపు పెట్టుబడి రూ. 50 లక్షలు వుంటుంది. రాష్ట్రంలో అనేక రకాల ఖనిజాలు వున్నాయి. కాని వాటిని తగినంతగా ఇంతవరకు అది అభివృద్ధి పరచటం జరుగలేదు. అందుకే ఈ సంస్థ అవసరమైంది. డైరెక్టర్ల బోర్డులో కొంతమంది ప్రఖ్యాత భూగర్భ శాస్త్రజ్ఞులు కూడా వుంటారు.

రాష్ట్రంలో ప్రైవేటురంగం వృద్ధిచెందవలసినంతగా వృద్ధి చెందలేదు. ఇందుకు కారణభూతమైన విషయాలు పరిశీలించాక ప్రైవేటురంగానికి దోహదపడే విధంగా కొన్ని సహాయాలు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం సిద్ధాంతరీత్యాంగీకరించింది. విద్యుచ్ఛక్తి నిక్కచ్చిపు రేట్లకు సప్లై చేయవచ్చు. అమ్మకపుపన్నును తగువిధంగా సర్దుబాటు చేయవచ్చు. సరసధరలకు పారిశ్రామికులకు స్థలాలను సమకూర్చవచ్చు. ఈ వివరాలు రూపొందించబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వపు ప్రాజెక్టులు తగినంతగా ఏర్పడలేదని అందరకూ తెలుసు. నిజానికి మన రాష్ట్రంలోని కేంద్ర ప్రాజెక్టుల పెట్టుబడి చాలా తక్కువ. దేశంలోకెల్లా ఈ విధంగా కింది స్థాయికి చెందివున్న రాష్ట్రాల్లో మనది ఒకటి. ఇందువలన ఎంతో నిస్పృహ ఏర్పడింది. ఈ అస్తవ్యస్త పరిస్థితి మూడవ ప్రణాళికా కాలంలో చక్కబడుతుందని ఆశిస్తున్నాం. భారీ విద్యుచ్ఛక్తి పరికరాల పరిశ్రమ కేంద్రాన్ని, చిన్న ఉక్కు యంత్రాగారం లాంటి మరికొన్ని ప్రాజెక్టులను, మన రాష్ట్రంలో ప్రారంభించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కోరికకు మన్నన లభించగలదని ఆశిద్దాం.

రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్

ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల పూర్వపు ఆర్థిక కార్పొరేషన్లను ఏకం చేయుటం ఫలితంగా 1956 నవంబరు ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. ఇప్పటివరకు ఈ సంస్థ 169 పారిశ్రామిక సంస్థలకు మొత్తం రూ. 1.59 కోట్ల ఋణాలను మంజూరు చేసింది. వివరాలు :—

పరిశ్రమల రకం	సంస్థల సంఖ్య	మంజూరైన మొత్తాలు (రూ.లక్షలు)
1	2	3
1. ఆహారపదార్థాల తయారీ సంబంధించినపరిశ్రమలు	51	60.60.
2. లోహపదార్థాల, యంత్రాల తయారీ	45	19.64.
3. ముద్రణ, తదితర పరిశ్రమలు	13	6.91.
4. వస్త్ర పరిశ్రమ	7	28.38.
5. కెమికల్, లోహాలకు చెందని ఖనిజపదార్థాలు,	20	26.18.
6. కుర్చీలు,బల్లలువగైరా కొయ్య పరిశ్రమ	10	3,56.
7. పొగాకు	7	10.36.
8. అనూచానిత పరిశ్రమలు	8	3.67.
మొత్తం	161	159.30

1961—62 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్ వాటా ధనంపై చెల్లించవలసిన డివిడెండ్ మొత్తం, హామీ ఇవ్వబడిన డివిడెండ్ మొత్తం రూ. 5.25 లక్షలు ఉంటుంది. అదే కాలానికి, నిర్వహణ ఖర్చులు, రాబడి పన్ను వగైరా పోను ఉజ్జాయింపుగా లాభం రూ. 2.90 లక్షలు ఉంటుంది. అంటే, సుమారు రూ. 2.35 లక్షల లోటు వుంటుంది. దీనిని ప్రభుత్వం సరిపుచ్చాలి. ఎందుకంటే ఈ వాటాలపై కనీసం 3న్నరశాతపు గిట్టుబాటుకు ప్రభుత్వం పూచీపడ్డది. ఇందు నిమిత్తమై బడ్జెటులో తగు కేటాయింపు చేయబడింది. ఈ వాటాలపై డివిడెండుకు పన్ను వర్తించదని ప్రకటించబడింది. మరి రాబడి పన్ను చట్టంప్రకారం రావలసిన రాబడిపన్నును చెల్లించవలసినదిగా రాబడి పన్ను అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. రాజ్యాంగం కింద యూనియన్ పన్నులకు అన్యథా లోబడని ప్రభుత్వ రివిన్యూలకు ఈలాంటి విధింపును వర్తింపచేయడమనేది [illegible] సందేహాస్పదంగా వుంది. ఈ విషయం పరిశీలింపబడుతోంది.

ఎరువుల ప్రాజెక్టులు

[illegible] గ్యాసుచేసే పద్ధతిమీద కొత్తగూడెంలో ఎరువుల ఫ్యాక్టరీని నెలకొల్పటానికి ప్రభుత్వం నిశ్చయించింది. ఇది గౌరవ సభ్యులకు తెలిసిన విషయమే. కొన్ని నెలల క్రితం, కేంద్రప్రభుత్వం విశాఖపట్నంలో మరొక ఎరువుల ఫ్యాక్టరీకి లైసెన్సు ఇవ్వటానికి నిశ్చయించింది. ఈ ప్రాజెక్టు ప్రైవేటు రంగానికి చెందుతుంది. కొత్తగూడెం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు, యంత్రస్థాపనకు, తదితర పరికరాలకు చాలా టెండర్లు ప్రభుత్వానికి అంది, ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయి. కొత్తగూడెం ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రైవేటు రంగానికి చెందిన కొంతమంది ఉత్సాహం చూపుతున్నారు. ఫ్యాక్టరీ ప్రభుత్వరంగంలో నిర్మింపబడుతుందనే పద్ధతిమీదనే ఇప్పుడు పని జరుగుతోంది. అయితే, ప్రైవేటురంగానికి చెందిన వారెవరైనా తగినవారు లభిస్తే, ఈ ప్రాజెక్టును ప్రైవేటు రంగానికి ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నది. అలా జరిగితే, ఈ ప్రాజెక్టుకు డబ్బు సమకూర్చటానికై తెలంగాణా సెక్యూరిటీలను ప్రభుత్వం సొమ్ముచేసుకోవలసిన అవసరం వుండదు.

రోడ్డు ట్రాన్సుపోర్టు కార్పొరేషన్

ఈ సంస్థ పనిచేయుటం ఆరంభించి, ఇప్పుడే మూడేళ్లు పూర్తి అయినవి. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణా ప్రాంతంలోని జాతీయ రవాణా వసతులను అభివృద్ధిపరచటమే గాక, ముఖ్యంగా ఆంధ్రప్రాంతంలో మోటారు రవాణాను జాతీయంచేసే అనేక పథకాలకు పూనుకొన్నది. హైదరాబాదు నగరంలోని వసతులకు శ్రద్ధ చూపించబడుతోంది. నగరం కోసం 15 రెండంతస్తుల బస్సులను, 15 మామూలు బస్సులను అదనంగా కేటాయించటం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంకొక 15 రెండంతస్తుల బస్సులను, మరి కొన్ని మామూలు బస్సులను ఏర్పాటు చేయాలని వున్నది. నగరంలో ముఖ్య సమయాల్లోని రవాణా తాకిడిని తట్టుకొనటానికి ఈ ఏర్పాటు కూడా చాలకపోవచ్చు. కాని, చాలావరకు ప్రయాణీకుల ఇబ్బందులు తొలగవచ్చు.

ఈ కార్పొరేషన్ తెలంగాణా ప్రాంతంలో పాత వాటిస్థానే 100 బస్సులను సమకూర్చింది. 1960—61 లో వున్న సౌకర్యాలకు అదనంగా 115 బస్సులను ఏర్పాటు చేసింది. 1961—62 లో తెలంగాణాలో పాతబస్సుల మార్పిడికి మరొక 100 బస్సులను సమకూర్చాలని ఉన్నది.

పశ్చిమ గోదావరిజిల్లాలో మోటారు రవాణాను జాతీయంచేసే కార్యక్రమం 1960—61 లో పూర్తిచేయబడింది. గుంటూరు జిల్లాలో కూడా జాతీయ రవాణా ప్రారంభించబడింది. 1961 అక్టోబరు ఒకటవతేదీనాటికి ఈజిల్లాలో మోటారు రవాణాను జాతీయం చేయటం పూర్తి అవుతుంది. అప్పటికి 317 బస్సులు పనిచేస్తూ వుంటాయి. డీలక్సు బస్సులు, లక్సరీ బస్సులు ప్రజలకు నచ్చినవి. 1961—62 లో మరొక 8 డీలక్సు బస్సులను, మరొక లక్సరీ కోచ్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నది.

కార్పొరేషన్ బడ్జెటు బట్టి, సంపాదన స్థూలంగా రూ. 505 లక్షలు ఉంటుంది. తరుగుకయ్యే రూ. 90 లక్షలు కలుపుకొని, నిర్వహణ ఖర్చు రూ. 464.17 లక్షలు ఉంటుంది. అంటే, నికరలాభం రూ. 40.83 లక్షలు. ఈ సందర్భంలో ఒకవిషయంచెప్పాలి. 1960—61 లో నూనె, పెట్రోలు, స్పేర్ల ధరలు కేంద్ర ప్రభుత్వం విధించిన అదనపు డ్యూటీ ఫలితంగా పెరిగినవి. 1961—62 సంవత్సరానికని ప్రతిపాదింపబడిన బడ్జెటు అంచనాలు రూ. 750 లక్షలు. తరుగుకయ్యే రూ. 120 లక్షలను కలుపుకొని, నిర్వహణ ఖర్చు రూ. 683.57 లక్షలు ఉంటుంది. నికరలాభం రూ 66.43 లక్షలు.

రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఎలా పనిచేస్తున్నదీ పరిశీలించవలసిందిగా ఒకసంఘం నియమించబడింది. దీనికి అధ్యక్షులు శ్రీ అనంత రామకృష్ణన్. ఈ సంఘం సమర్పించిన నివేదిక పరిశీలింపబడుతోంది.

విద్యుచ్ఛక్తి సంస్థ

1959 ఏప్రిల్ ఒకటవ తేదీన రాష్ట్ర విద్యుచ్ఛక్తి సంస్థ ఏర్పాటు చేయబడింది. నిర్మాణానికి, నడపటానికి, ప్రసార మార్గాల నిర్వహణకు సంబంధించిన విద్యుచ్ఛక్తి శాఖ కార్యక్రమాలు కొన్ని ఈ సంస్థకు అప్పగించబడినవి. 1961 మార్చి 31 వ తేదీకి ఈ సంస్థకు రెండేళ్లు పూర్తి అవుతాయి. గడచిన రెండేళ్లలో ప్రభుత్వం ఈ సంస్థకు పెట్టుబడి ఖర్చు నిమిత్తమై సుమారు రూ. 6.80 కోట్లను అడ్వాన్సు చేసింది. ఇందుకు అదనంగా ఈ ఏడాది బహిరంగ మార్కెట్టులో ఈ సంస్థ ప్రకటించిన ఋణం మూలంగా సుమారు రూ. 3.10 కోట్లు లభించినవి. తరుగు నిధికి సమకూర్చే డబ్బునుకూడా పెట్టుబడి ఖర్చు నిమిత్తమై ఈ సంస్థ వినియోగించింది.

1961—62 సంవత్సరానికి ఈ సంస్థకు రూ. 4.10 కోట్ల పెట్టుబడి కార్యక్రమం ఉండవచ్చు. దీనిని స్థూలంగా ఇలా విభజించవచ్చు:—

	(రూ. కోట్లు)
ప్రాతిపదిక పనులు	1.41
విద్యుచ్ఛక్తి పంపిణీ	1.46
రూ. 2 లక్షలకు మించే విస్తరణలు	1.23

రివిన్యూ ఖాతా కింద బోర్డుకు స్థూలంగా లభించే సంపాదన 1960—61 లో రూ. 6.48 కోట్లు అని, 1961—62 లో రూ. 7.38 కోట్లు అని అంచనావేయబడింది. పెట్టుబడిపై వడ్డీని, తరుగు నిధికి, నిలవ నిధికి చేసే చెల్లింపులను కలుపుకొని నిర్వహణ ఖర్చులకుగాను తగిన మొత్తాలు వుంటాయి.

క్షామనివారణ చర్యలు

వర్షాభావం వలన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో కొంతవరకు కరువు కాటకపు పరిస్థితులు ఏర్పడినవి. ఆయా ప్రాంతాల ప్రజల సహాయార్థమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొన్నది. స్థానిక ప్రజలకు పనిపాటలు కల్పించ

(మిగతా 4 వ కాలంలో)

ఒరిస్సా మంత్రివర్గం రాజీనామా నేడే

: x :

డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్‌కు కాంగ్రెస్‌పార్టీ ఆదేశం

భువనేశ్వర్, ఫిబ్రవరి 20:—

21 నెలలపాటు పాలన సాగించిన కాంగ్రెస్—గణతంత్ర పరిషత్ మిశ్రమ మంత్రివర్గం రాజీనామాను రేపు గవర్నర్‌కు సమర్పించవలసిందిగా ఒరిస్సా కాంగ్రెసు శాసనసభా పక్షం నేడు శాసనసభా పక్ష నాయకుడు డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్‌కు సలహానిచ్చింది. డాక్టర్ హరికృష్ణ మెహతాబ్ రాజీనామాను రేపు సమర్పించగలరని కూడా విశ్వసనీయంగా తెలుస్తున్నది.

రాష్ట్రంలో ప్రస్తుత మిశ్రమ మంత్రివర్గాన్ని రద్దుపరిచిన తదనంతరం ఒక ప్రత్యామ్నాయ మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసే విషయాన్ని ఆలోచించవలసిన అవసరం లేదని కూడా కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయించింది.

ఒరిస్సా కాంగ్రెస్ శాసనసభాపక్షం నేటి ఉదయం సమావేశం జరిపి శ్రీ హరికృష్ణ మెహతాబ్ నాయకత్వంలో తనకు పూర్తి విశ్వాసం ఉన్నందున, పార్టీనాయకత్వానికి ఆయన సమర్పించిన రాజీనామాను ఆమోదించడానికి నిరాకరించినది.

తొలివార్తలు

డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్, ఉత్కళ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు శ్రీ బిజయానంద పట్నాయక్‌తో నిన్నరాత్రి మంత్రివర్గ సమస్యపై చర్చలు జరిపిన తరువాత ఈ నిర్ణయం గైకొనబడినది.

ఫిబ్రవరి 21 వ మంత్రివర్గాన్ని రద్దుపరచాలి, ఆనాడు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెటును సమర్పించరాదనీ, ఉభయులూ ఒక అంగీకారానికి వచ్చినట్టు కూడా తెలుస్తున్నది.

ఒరిస్సా నాయకు లిరువురూ తమ చర్చలలో ఇంకా ఈ క్రింది నిర్ణయాలకు వచ్చారు :

గవర్నర్ ప్రసంగంపట్ల అభినందన తీర్మానాన్ని రేపే అసెంబ్లీలో ఆమోదింప జేయాలి. కాంగ్రెసు, తనంతతామై మంత్రివర్గాన్ని ఏర్పరచకుండా, మధ్యాంతర ఎన్నికలలో పాల్గొనటానికి సిద్ధంకావాలి.

డాక్టర్ హరికృష్ణ మెహతాబ్‌కు తనకు మధ్య జరిగిన ఒప్పందాన్ని శ్రీ బిజయానంద పట్నాయక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డికి టెలిఫోను ద్వారా తెలియజేశారు.

ఈ ఉభయుల ఒప్పందాన్ని, ఒక తీర్మానరూపంలో, ఒరిస్సా కాంగ్రెస్ శాసనసభా పక్షం రేపు ఉదయం ఆమోదించగలదు.

ఢిల్లీనుంచి నేడిక్కడికి తిరిగివచ్చిన శ్రీ బిజయానంద పట్నాయక్‌పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశం పూర్తి అయ్యేవరకు ప్రస్తుత మిశ్రమ మంత్రివర్గం 'ఆపద్ధర్మ ప్రభుత్వం' వలె వ్యవహరించగలరు.

అల్లుద్దీన్ గ్రామంలో అగ్నిప్రమాదం

నలుగురి మరణం

హైదరాబాద్, ఫిబ్రవరి 20 :—

కర్నూలుజిల్లా అల్లుద్దీన్ గ్రామంలో గత శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంవల్ల నలుగురు మనుష్యులు చనిపోయారు. 25 వేల రూపాయల విలువగల ఆస్తులు కాలిపోయాయి. ఎవరో బుద్ధిపూర్వకంగా చేసిన పని ఇది అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదోని ఎ. ఎస్. పి. దర్యాప్తు చేస్తున్నారు.

లుముంబా అనుచరుడు శ్రీ కషాముర

సమితి శరణుపొందినట్టు వార్త

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 20:—

కివూ రాష్ట్రంలోని లుముంబా అనుచరులలో అతిముఖ్యమైన వారిలో ఒకడగు, శ్రీ అనిసెట్ కషాముర బుకావూ రాజధానిలో సమితి సంరక్షణలో ఉన్నట్టు తెలుస్తున్నది.

స్టాన్లీవిల్లీ ఆంతరంగిక వ్యవహారాల మంత్రి శ్రీ క్రిస్టఫీజబెంగా తన అరెస్టు చేయించిన ఫలితంగా, పొరుగు రాష్ట్రాలనుంచి తనకు కూడా ప్రమాదం వాటిల్లి వచ్చునని భయంతో, శ్రీ కషాముర సమితి శరణ్యం పొందారు.

కేంద్ర రవాణాబోర్డు

లోక్‌సభ అంచనాల సంఘం సూచన

ఢిల్లీ, ఫిబ్రవరి 20:—

వివిధరకాల రవాణా అభివృద్ధి సమన్వయాలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించటం రవాణా మంత్రిత్వశాఖ లోని వివిధశాఖల అధిపతులతో ఒక కేంద్ర రవాణాబోర్డును ఏర్పాటు చేయాలని అంచనాలసంఘం నేడు తిరిగి సూచించింది.

వివిధ శాఖల అధిపతులమధ్య ఈమంత్రిత్వశాఖ కార్యదర్శి కంటె ఈబోర్డు ఇంకా బాగా పనిచేయగలదని అంచనాలసంఘం నేడు లోక్‌సభకు సమర్పించిన తన 186 వ నివేదికలో సూచించింది.

ఢిల్లీ, ఫిబ్రవరి, 18 :—

50,000 టన్నుల ఈజిప్షియన్ బియ్యాన్ని దిగుమతి చేసుకుని ఆ విలువ మేరకు జనపనార, తేయాకు, కుట్టుమిషనులు, డీసిల్ ఇంజనులు, మోటారు పంపులు, బ్యాటరీలు, మందులు పంపడానికి అవకాశమిచ్చే ఒక ఒడంబడికపై యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ ఇండియాలో నేడు సంతకం చేసుకున్నారు.

సరిహద్దుపై చైనాతో పాక్ చర్చల సమస్య

: x :

భద్రతాసంఘానికి కొనిపోవటం గురించి ప్రభుత్వం యోచించగలదని శ్రీనెహ్రూప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 20:—

పాకిస్తాన్ తాను అక్రమంగా అక్రమించుకొనిఉన్న జమ్ము, కాశ్మీరు ప్రాంతానికి సంబంధించిన సరిహద్దు విషయంలో చైనాతో ఒప్పందం చేసికోవటానికి జరుపుతున్న ప్రయత్నాన్ని భద్రతాసంఘం ముందుకు తీసికొనివెళ్లేవిషయం ప్రభుత్వం పరిశీలించగలదని ప్రధాని శ్రీ నెహ్రూ నేడు లోక్‌సభలో చెప్పారు.

అయితే భారతదేశం అభ్యంతరం చెప్పే పనిని పాకిస్తాన్ చేసినప్పుడల్లా భద్రతా సంఘానికి వెళ్లటం ఎంతవరకు వాంఛనీయమో తాను గట్టిగా చెప్పలేనని ఆయన అన్నారు.

మరొక దురాక్రమణదారునితో సంభాషణలకు దిగటం ద్వారా కాశ్మీరులో తన దురాక్రమణనుంచి దృష్టిని మరల్చటానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం భద్రతాసంఘం దృష్టికి తీసికొని వెళుతుందా ? అని శ్రీ నాథ్ పాయ్ ప్రశ్నించగా శ్రీ నెహ్రూ దానికి సమాధానమిస్తూ ఈ విషయాలు చెప్పారు.

శ్రీ నెహ్రూ అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ పాకిస్తాన్‌లోని ఇండియన్ హైకమిషనర్ పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యదర్శిని కలిసికొని సరిహద్దులవిషయమై చైనాతో పాకిస్తాన్ చర్చలు జరపదలచినందుకు ఆక్షేపణ తెలియచేశారని చెప్పారు.

పాకిస్తాన్ ఒక్కదానికే ఆక్షేపణ ఎందుకు తెలియచేశారని చైనాకు, ఎందుకు తెలియచేయలేదని శ్రీ ఆచార్య రంగా ప్రశ్నించారు. సరిహద్దు విషయంలో చైనా దృక్పథంపై భారతదేశం ఆదినుంచి ఆక్షేపణ తెలుపుతూనే ఉన్నదని, పాకిస్తాన్‌లోని ఒక ఉన్నతాధికారి తన ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావించటంచేత భారతదేశం పాకిస్తాన్‌ను సమాధానం అడిగినదని శ్రీ నెహ్రూ చెప్పారు.

ఏదేశంతోనైనా సంభాషణలు జరపటానికి తమ సరిహద్దుల గురించి చర్చలు జరపటానికి తమకు అధికారమున్నదని ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ అప్పట్లో పత్రికలలో వ్రాసినదని శ్రీ నెహ్రూ చెప్పారు.

సరిహద్దు సమస్య అధికారుల బృందాల పరిశీలనలో ఉండగా చైనా కొత్తగా కొంతభాగాన్ని ఆక్రమించుకొన్నదా ? అని శ్రీ త్యాగి అడిగారు.

శ్రీ నెహ్రూ: లేదు, ఏ భాగాన్ని ఆక్రమించలేదు, ఏముక్కను ఆక్రమించలేదు. ప్రధానంగా చైనా దురాక్రమణ 1959 లో జరిగింది. ఆతర్వాత జరిగిన దేమీ లేదు.

పాకిస్తాన్ విదేశాంగమంత్రి చేసిన ప్రకటనను బట్టి పాకిస్తాన్ చైనాలు ఏదైనా ఒక అంగీకారానికి వచ్చినవని భావించవచ్చునా అని డాక్టర్ రామ్‌సుభాగ్ సింగ్ అడిగారు.

ఆరెండు దేశాలమధ్య రహస్య సంభాషణలు జరిగినట్లు తనకు తెలియదని, పాకిస్తాన్ విదేశాంగమంత్రి, ప్రెసిడెంట్ చేసిన అస్పష్టమైన ప్రకటనలు మినహాయించి తనకేమీ తెలియదని శ్రీ నెహ్రూ చెప్పారు.

చైనాతో చర్చలపై నెహ్రూ ప్రకటన

(1వ పేజీ తరువాయి)

పున్నట్టుగానే లుముంబా హత్యపట్ల కూడా ఎందుకు మౌనం వహించరాదని కొందరుసభ్యులు ప్రశ్నించగా, ప్రధాని నెహ్రూ సమాధానం చెబుతూ, ఈ విషయంలో ఇండియా ఎంత మాత్రం తటస్థంగా వుండజాలదని, ఆఫ్రికా దేశాల జాతీయవాదానికి పాట్రిస్ లుముంబా ప్రతినిధి అని ప్రపంచం పరిగణిస్తున్నదని, కనుకనే ఆయన హత్యకు యావత్ప్రపంచ మంతటా నిరసనవ్యక్తమైనదని అన్నారు. ఇక టిబెట్ విషయంలో ఇండియా అవలంబించిన విధానం సరియైనదని, ఏ ఒకటి రెండు దేశాలో తప్ప,మిగిలిన దేశాలన్నీ అంగీకరించాయనిఅన్నారు.

అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ ఆశాపూరితమైన నూతనవిధానాన్ని చేపట్టగలడని భావింపబడుతున్న తరుణంలో లుముంబాహత్య జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

హంగరీ ప్రధాని ఇమ్రీ నాగీని ఉరితీసినపుడు ఇండియా ఖండించినదని, ఇప్పుడు కాంగోవ్యవహారానికి దానికీ ముడిపెట్టి ఇండియా తటస్థంగా వుండాలని కోరడంలో సబబు,సందర్భమూ లేదని, ఇది ప్రచ్ఛన్నయుద్ధ మనస్తత్వాన్ని ద్యోతకం చేస్తున్నదని, ఇండియా ఇలాంటిప్రచ్ఛన్నయుద్ధ మనస్తత్వానికి ఎప్పుడూ దూరంగానే వుంటున్నదని శ్రీ నెహ్రూ అన్నారు.

కాంగోలో గిజెంగా ప్రభుత్వాన్ని గుర్తించాలని కమ్యూనిస్టునాయకుడు శ్రీ భూపేష్ గుప్త కోరారు. అంతకుముందే శ్రీ నెహ్రూ ఈ విషయంలో ఇండియా ప్రభుత్వ వైఖరి స్పష్టపరుస్తూ మన యిష్టాయిష్టాలనుబట్టి ఒక పని జరగా లనుకోవడం సరియైనపద్ధతికాదని,నిజానికి కాంగోలో కేంద్ర ప్రభుత్వమున్నదిలేదని అన్నారు. సమావేశం అంతటితో ముగిసింది. రేపు శ్రీ పంత్ చర్చలకు సమాధానం చెప్తారు.

డాక్టర్ వి. యస్. కృష్ణ మరణంపట్ల ఉభయ శాసనసభల సంతాపం

హైదరాబాద్, ఫిబ్రవరి 20:—

యూనివర్సిటీ గ్రాంటు కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ వి. యస్ కృష్ణ మరణంపట్ల నేటి సాయంకాలం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలులు తమ సంతాపాన్ని తెలియచేస్తూ తీర్మానించాయి. సభ్యులు రెండు నిముషాలు మౌనంగా లేచినిలబడి సంతాపతీర్మానాన్ని ఆమోదించారు.

డాక్టర్ కృష్ణ విద్యావేత్త కావించిన కృషిని ప్రశంసిస్తూ స్పీకర్ కాశీశ్వరరావు ప్రభృతులు ప్రసంగించారు.

బడ్జెట్ పై వివిధ పార్టీలవారి వ్యాఖ్యలు

హైదరాబాద్, ఫిబ్రవరి 20:—

శాసనసభలోని ప్రతిపక్షం ఉపనాయకుడు శ్రీ జి. యల్లమందారెడ్డి నేడు బడ్జెట్ ప్రతిపాదనలపై వ్యాఖ్యానిస్తూ పంచవర్ష ప్రణాళిక ఆశయాలు, లక్ష్యాలు దానిలో పేర్కొనబడలేదనీ, పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలున్నట్లు బడ్జెట్ ప్రసంగం సూచించుటం లేదని ఆయన అన్నారు.

స్వతంత్రపార్టీ పక్షం ఉపనాయకుడు శ్రీ పి. రాజగోపాలనాయుడు దానిని 'ఎన్నికల ప్రచారం బడ్జెట్' అని పర్కొంచారు.

స్వతంత్రపార్టీ సభ్యుడు శ్రీ నాగినేని వెంకయ్య రెవిన్యూ ఖర్చు చాల పెరిగిపోయినదనీ, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును జాగ్రత్తగా ఆలోచించి తయారుచేసిన బడ్జెట్‌కాదని అన్నారు.

ప్రభుత్వం ఇంతవరకు తృతీయ ప్రణాళికను తెల్పలేదనీ, అయినప్పటికీ అది మొదటి సంవత్సరానికి ధనం కేటాయించినదనీ, తృతీయ ప్రణాళిక ప్రమాణాలు ఇటీవల పెంచబడడంచేత ఇది విచిత్రంగా ఉన్నదనీ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు.

కొత్త పరిశ్రమలను ప్రైవేటు రంగానికి ఇయ్యటం ద్వారా ఈ బడ్జెట్ జాతీయకరణను బోధించే పారిశ్రామిక విధానానికి అనుగుణంగా లేదని కూడ ఆయన అన్నారు.

ఎరువుల ఫ్యాక్టరీలు మూడవ ప్రణాళికలోకి పోవటం తమకు సమ్మతం లేదని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు అన్నారు. తృతీయ ప్రణాళికలో కూడ కేంద్రంనుంచి ముఖ్యమైన పరిశ్రమలు తెచ్చుకోగల అవకాశాలు చాల కొద్దిగా మాత్రమే ఉన్నవని కూడ ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్థిక విధానంలో ప్రత్యేక ప్రతిభ ఈ బడ్జెట్‌లో లేనప్పటికీ దీనిలో ఆసక్తికరమైన అంశాలులేకపోలేదని కాంగ్రెసు సభ్యుడు శ్రీ యు. రంగబాబు అన్నారు.

ప్రాణభిక్షకోసం నేను ఎన్నడూ ఎవరినీ అర్థించను

తన అర్ధాంగికి లుముంబా అంత్యలేఖ

ట్యూనిస్, ఫిబ్రవరి 20 :—

"వాళ్లు నన్ను అన్యాయంగా, అమానుషంగా, దారుణంగా, పైశాచికంగా, అనేక విధాలుగా బాధించారు, హింసించారు, బాధిస్తే బాధించనీయ్, హింసిస్తే హింసించనీయ్! నే నెప్పుడూ ప్రాణభిక్షకోసం ఆక్రోశించలేదు. క్షమాభిక్షకోసం ఎవరినీ అర్థించలేదు. ప్రాణంతోకోసం ఆక్రోశించి అర్థించి చనిపోయినట్లు బ్రతకడం కంటె, వీరునివలె మరణించి జీవించుటయే ఆనందం. కనుక దానినే నేను హృదయపూర్వకంగా వరిస్తున్నాను. నామాతృభూమిపట్ల నాకుగల భక్తితో, నాప్రియతమదేశభవిష్యత్‌పట్ల అమిత విశ్వాసంతో, పవిత్ర మానవ ధర్మాలను శిరోధార్యంగా స్వీకరిస్తూ, నేను అచంచల ధైర్యంతో, ఈ బాధలను హింసలనుభరించి మృత్యువునుసైతం లెక్కచేయను" అని కాంగో తొలిప్రధాని పాట్రిస్ లుముంబా, తన అర్ధాంగి కొక లేఖ వ్రాసినట్లుగా, ఆఫ్రికా పత్రిక నేజొక వార్త ప్రకటించింది. ఈ పత్రిక ట్యూనిషియన్ ప్రభుత్వానికి అతిసన్నిహితమైన పత్రిక. జనవరి 23 వ తేదీన, కాటంగా దేశీయ వ్యవహారాల మంత్రి గాడ్‌ఫ్రాయిడ్ మునుంగో, ప్రెసిడెంటు కలోంజీల ఎదుట, పాట్రిస్ లుముంబాను కాటంగా అధికారులు చంపివేశారన్న హత్యకు ముందు ఆయన్ని నానాహింసలపాలు పెట్టారని ఆ పత్రిక పేర్కొన్నది.

అన్యదేశాలలో తలదాచుకుంటున్న నేరస్థులు

త్వరలోనే లోక్‌సభలో బిల్లు

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 20:—

అన్యదేశాలలో శరణుజొచ్చిన నేరస్థులను తిరిగి అప్పగింప జేసుకొనడానికి సంబంధించిన ఒక బిల్లును (ఎక్స్ట్రాడిషన్ బిల్లు) భారత ప్రభుత్వం త్వరలోనే లోకసభలో ప్రవేశ పెట్టగలదని విదేశాంగ వ్యవహారాలశాఖ ఉపమంత్రిణి శ్రీమతి లక్ష్మీమీనన్ నేడు శ్రీ పి. జి. దేవ్‌కు తెలియజేసింది.

హామర్‌షెల్డ్ లేఖ

(1 వ పేజీ తరువాయి)

లేదా జరుగనున్నవని భయపడుతున్న హింసాచర్యలు ఏ మానవహక్కుల కొనసమిత్రరాజ్యసమితి నిలబడి వున్నదో, వాటికిపూర్తిగా విరుద్ధం" అని హామర్ షెల్డ్ తన లేఖలో పేర్కొన్నారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 20 :—

నేటి ఓపెనింగ్	32.84
నేటి క్లోజింగ్	32.92

కాంగోలో మరి ఆరుగురు రాజకీయ ఖైదీల హత్య

: x :

జరిగినట్లు భద్రతా సంఘ సభలో సెక్రెటరీ జనరల్ హామర్‌షెల్డ్ ప్రకటన

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 20 :—

భద్రతాసంఘ సమావేశం కాంగోపై చర్చకుగాను నేడు తిరిగి సమావేశమైనప్పుడు సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ మాట్లాడుతూ లియోపాల్డ్‌విల్లీనుంచి బక్వాంగాకు మార్చబడిన ఆరుగురు రాజకీయ ఖైదీలు శ్రీయుతులు ఫినాంట్, ఫటాకి, యవారా, ముజుంగు, ఎలెంగౌస, నుజూజి - చంపివేయబడినట్లు తనకు ఈ ఉదయం వర్తమానంవచ్చిందని తెలియజేశారు.

శ్రీ హామర్‌షెల్డ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "ఈ సంస్థ బలపరుస్తున్న ప్రాథమిక విలువలను ఈవిధంగా ఎవరైనా అవహేళన చేయడం అనూహ్యమైన విషయ" మని అన్నారు. ఇది సంస్థకే "తలవంపులుగా" వున్నదనీ, "సంస్థ అశక్తతను" గమనించినప్పుడు ఈ భావాలు మరింత బలపడుతున్నవనీ ఆయన అన్నారు.

ఈ వార్త దృష్ట్యాను, శ్రీ లుముంబా ఆయన అనుయాయులిద్దరి హత్యదృష్ట్యాను కాంగో విషయాలో ఆదేశంలోని వివిధవర్గాల విషయంలో మిత్రరాజ్యసమితి ఏమి చర్య తీసుకోవాలో ఇప్పుడు నిర్ణయించవలసినది భద్రతా సంఘమని శ్రీ హామర్‌షెల్డ్ అన్నారు.

శ్రీ జార్జి పాడ్‌మూర్ (లైబీరియా) మాట్లాడుతూ, పరిస్థితిలో కొత్త మార్పు వచ్చిందనీ, తాను ఇతర ఆఫ్రికన్ నాయకులతో సంప్రతించగోరు తున్నాననీ అన్నారు.

సమావేశం గ్రీన్విచ్ కాలంప్రకారం రాత్రి ఎనిమిది గంటలవరకు వాయిదా పడాలని కోరారు.

ఈ అరాచక చర్యలు కాంగోలో సత్వరచర్యల అవసరాన్ని నొక్కి చెపుతున్నాయని అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రతినిధి ఓమర్‌లూట్‌ఫీ అన్నారు.

సోవియెట్ ప్రతినిధి శ్రీ వలేరియన్‌జోరిన్ మాట్లాడుతూ, నేటివరకు సమావేశం వాయిదా పడాలంటూ గత శుక్రవారంనాడు ప్రతిపాదన జరిగినప్పుడు తాను వెలిబుచ్చిన భయసందేహాలు నిజమైనవని బుజువయిందని అన్నారు.

సమావేశం వాయిదా

కాంగోపైన భద్రతాసంఘ సమావేశం ఇవాళ గ్రీన్విచ్ కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల 33 నిమిషాల నుంచి రాత్రి 8 గంటలకు (ఇండియా కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంటన్నర వాయిదా పడింది.

తాజా వార్తలు

లావోస్ తటస్థవిధానం: మనిలాలో చర్చలు

మనిలా, ఫిబ్రవరి 20:—

తాను సంపూర్ణమైన తటస్థ విధానాన్ని అనుసరించ బోతున్నట్టు లావోస్ ప్రభుత్వం నిన్నచేసిన ప్రకటన ఫలితంగా ఏర్పడిన పరిస్థితిని గురించి, ఫిలిప్పీన్స్ విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ సెరానో, ఇచ్చటి అమెరికన్ రాయబారి శ్రీ హికెర్సన్ నేడిక్కడ హడావుడిగా సమావేశం జరిపి రహస్యంగా చర్చలు జరిపారు.

నెహ్రూతో కోసిగిన్ చర్చలు

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 20:—

సోవియట్ ఉప ప్రధాని శ్రీ కోసిగిన్ నేటి సాయంత్రం ఇక్కడ ప్రధాని నెహ్రూను కలుసుకొని, ఆయనతో రెండున్నర గంటలసేపు సంభాషణలు జరిపారు. వీరు తృతీయ ప్రణాళిక కాలంలో రష్యా, ఇండియాల ఆర్థిక పరస్పర సహకారాన్ని గురించి చర్చించినట్టు తెలుస్తున్నది.

ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం

లక్నో, ఫిబ్రవరి 20:—

ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో వున్న శ్రీ సి. బి. గుప్త మంత్రివర్గంపై సోషలిస్టుపార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై విధానసభలో ఈనెల 23, 24 తేదీలలో చర్చ జరుగుతుంది.

జబల్పూర్, ఫిబ్రవరి 20 :—

జబల్పూరులో పరిస్థితి నేడుకూడా ప్రశాంతంగానే వున్నది. ఇప్పటికీ రాత్రిపదిగంటలనుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ అమలుజరుపబడుతున్నది. తిరిగి అల్లరులు చెలరేగకుండా పోలీసులు తగు బందోబస్తు కొనసాగిస్తున్నారు.



జనగణన, 1961

మీరు అడుగబడే ప్రశ్నలు

ప్రతీ వ్యక్తి గురించి

1. ఎ. పేరు. — 1. బి. కుటుంబ పెద్దతో బంధుత్వము.
2. వయస్సు పూర్తి అయిన సంవత్సరములలో — 3. వివాహ విషయం, అవివాహితులా, వివాహితులా, భార్య లేక భర్త పోయినవారా, విడాకులిచ్చినవారా ?
4. ఎ. జన్మస్థానము. — 4. బి. జన్మస్థానము గ్రామమా ? పట్టణమా ?
4. సి. గణింపబడు వూరిలో కాక వేరు వూరిలో జన్మించిన యెడల ఇచ్చట ఎంత కాలంగా ఉంటున్నారు ?
5. ఎ. జాతీయత, 5. బి. మతము, 5. సి. నిమ్నజాతి, నిమ్న తెగలలో దేనికైనా చెందినవారా ?
6. అక్షరాస్యులా ? ఎంతవరకు చదువుకున్నారు ?
7. ఎ. మాతృభాష — 7. బి. ఇంకా ఏయే భాషలు వస్తాయి ?
8. వ్యవసాయం చేస్తున్నారా ?
9. వ్యవసాయ కూలీగా చేస్తున్నారా?
10. కుటుంబ పరిశ్రమలో పనిచేయుచున్నచో, అచ్చట మీరు చేయుపని, కుటుంబ పరిశ్రమ ఎట్టిదో, మీరు ఆపరిశ్రమలో నవుకరుగా పనిచేయుచున్నది వివరంగా చెప్పండి.
11. పై 8, 9, 10 ప్రశ్నలలోని పనులుగాక మరేమైన పనులు చేయుచున్నచో, పని, పరిశ్రమ, వృత్తి, వ్యాపారము, ఉద్యోగ వివరములు మరియు అందు మీరు యజమానులా, ఉద్యోగులా?ఒంటరిగా పనిచేయుదురా? లేక కుటుంబ వ్యక్తులలో చేరి పనిచేయుదురా? సంస్థ పేరున్నయెడల ఆపేరు.
12. పై 8 నుండి 11వ ప్రశ్నల లోపలనున్న పనులేమియు చేయనిచో వ్యాసంగము—ఉదా: కేవలం గృహ కృత్యములు చేయువారు, విద్యార్థి, ఉద్యోగ విరమణ చేసినవారు ఆస్తులు మున్నగువానివలన జీవించువారు, జైలునందు శిక్షననుభవించువారు, ఉద్యోగాన్వేషణ ప్రథమంగా చేయుచున్నవారా? పూర్వం ఉద్యోగంచేసి ప్రస్తుతము నిరుద్యోగులా ?
13. స్త్రీయా, పురుషుడా ? (నపుంసకులు జనాభా లెక్కలకొరకు పురుషులుగా లెక్కలోనికి తీసుకొన బడుదురు.)

కుటుంబమును గూర్చి

1. కుటుంబము వ్యవసాయము చేయుచున్నచో సాగుచేయబడు భూమి, ప్రభుత్వమువారి వద్ద నుండి తీసుకొనినదా లేక ఇతరులవద్దనుండి తీసుకొనినదా? అట్టి ఆస్తికి స్వామిత్వమేమి? కుటుంబము, భూమిని ఇతరులకు సాగుచేయుటకు ఇచ్చి యున్నారా?
2. కుటుంబమునకు ఏదైన కుటుంబ పరిశ్రమ కలదా ? అయినచో సంవత్సరములో ఎన్ని మాసములు పరిశ్రమ జరుగును.
3. కుటుంబ పరిశ్రమ, కుటుంబ వ్యవసాయములలో విడివిడిగాను, కంసి పనిచేయు కుటుంబ సభ్యుల సంఖ్య.

(ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల సూపరింటెండెంటుగారిచే ప్రచురించ బడినది)

బ్రిటిష్ రాణికి ప్రాచీన, నవీన భారతదేశాల సుస్వాగతం

ఢిల్లీలోని ఇనుప స్తంభము (సర్క- 400 క్రీ॥ పూ॥) మరియు దుర్గాపూరు ఉక్కు కర్మాగారము (1961 క్రీ. శ.) వీటిలో ఒకటి ఇండియాలోని ప్రాచీన సాంకేతిక విజ్ఞానాభివృద్ధికి చిహ్నము, రెండవది అధునాతనమైనది.

ఈ ప్రాచీన, ఆధునిక నిర్మాణములను 2 వ ఎలిజబెత్ రాణి సందర్శించారు.

కామన్‌వెల్తులోని సోదర దేశమైన ఇండియా ఆర్థికాభివృద్ధికి బ్రిటిష్ ప్రజలు చేస్తున్న సాంకేతిక సహకార ఫలితాలను బ్రిటిష్ రాణి దుర్గాపూరు వెళ్లినప్పుడు గమనించారు.

నేటి భారత-బ్రిటిష్‌దేశ సహకారమునకు యీ దుర్గాపూరు ఉక్కు కర్మాగారము విశిష్టమైన ఉదాహరణము.

ఇస్కాన్

ఇండియన్ స్టీల్‌వర్క్సు కన్‌స్ట్రక్షన్ కం.లి.
దవీ అండ్ యునైటెడ్ ఇంజనీరింగు కంపెనీ లిమిటెడ్.
హెడ్ రైట్‌సన్ అండ్ కంపెనీ లిమిటెడ్.
సైమన్ కార్వ్స్ లిమిటెడ్.
ది వెల్ మేన్ స్మిత్ ఓవన్ ఇంజనీరింగు కార్పొరేషన్ లిమిటెడ్.
ది సిమెంటేషన్ కంపెనీ లిమిటెడ్.
అసోసియేటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ (రగ్బీ) లిమిటెడ్.
ది ఇంగ్లీష్ ఎలెక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్.
ది జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్.
అసోసియేటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ (మాంచెస్టర్) లిమిటెడ్.
సర్ విలియం ఆరోల్ అండ్ కంపెనీ లిమిటెడ్.
క్లీవ్ ల్యాండ్ బ్రిడ్జి అండ్ ఇంజనీరింగు కంపెనీ లిమిటెడ్.
డార్మన్‌లాంగ్ (బ్రిడ్జి అండ్ ఇంజనీరింగు) లి.
జోసఫ్ పార్క్స్ అండ్ సన్ లిమిటెడ్.
ఇస్కాన్ కేబిల్ గ్రూప్.

ఇండియాకై పనిచేస్తున్న బ్రిటిష్ కంపెనీలు.

గరీబ్ — తాత్కాలిక జీవనోపాధి



రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధి పథకాలకు కేటాయింపులు

(1 వ పేజీ తరువాయి)

ఇందుకు ముఖ్యకారణం నైఋతి వర్షాలు సరిగా పడక పోవటం అందుమూలంగా సంవత్సరపు ప్రారంభదశలో వాతావరణం ప్రతికూలంగా వుంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నాట్లు సకాలంలోనే జరిగినాయి. అయినా, ఆ తర్వాత వానలు లేక పోవటం మూలంగా ఖరీఫ్, ఆబీ పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలు మరీ దెబ్బ తిన్నాయి. అందులోనూ జొన్న, సజ్జ, రాగి, కంది, పెసలు మినుములు లాంటి ఆహారపు పంటలు; వేరుశనగ, ప్రత్తి, నువ్వులు లాంటి వాణిజ్య పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి.

వాయవ్య వర్షాకాలంలో వాతావరణ పరిస్థితులు మొత్తంమీద అనుకూలంగానే వున్నాయి. అరదు మూలంగా రాబీ, తాబీ, పైరుల పరిస్థితి సంతృప్తికరంగానే ఉన్నదని చెప్పవచ్చు.

ఆహారపరిస్థితి

గత సంవత్సరం మన రాష్ట్రంలో ఆహార పరిస్థితి మొత్తంమీద తృప్తికరంగానే వున్నది. దక్షిణ మండలంలో బియ్యపు రవాణాకు ఆటంకం ఏమీలేదు. సప్లైలు ఇబ్బంది లేకుండానే లభించినాయి. గడ్డు నెలల్లో ఉపయోగపడేందుకు గాను, హైదరాబాదు కేంద్ర నిలవ డిపోలనుంచి వెంటనే 5 వేల టన్నులను కొనటానికి ప్రభుత్వం మే నెల 20వ తేదీన నిశ్చయించినది.

ఆహారధాన్యాలు బహిరంగ మార్కెట్టులోనే లభించినై. హైదరాబాదు కేంద్ర నిలవ డిపోలనుంచి గోధుమ సప్లై చేయబడింది. చాలా జిల్లాల్లో చౌక డిపోలను ఏర్పాటు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేయబడినాయి. వీటికి ఆహార ధాన్యాలు తగినన్ని సప్లై చేయబడినాయి. కేంద్ర ప్రభుత్వం ఏబదివేల టన్నుల బియ్యం సరఫరా చేసింది.

ధరలు

వరి, ఒకటవ రెండవ రకాల బియ్యం, జొన్న, సజ్జ, రాగి, ఎర్ర గోధుమలు లాంటి చాల ముఖ్య ఆహార ధాన్యాల, వాటి సగటు టోకు ధరలు గత సంవత్సరం వాటితో పోలిస్తే, కొంచెం చూపే చూపినై. అయితే, బన్సీ గోధుమ విషయంలో ధర తగ్గింది.

1960లో ముఖ్యమైన పప్పు ధాన్యాలన్నిటి సగటు టోకు ధరలు 1959లో కన్న తగ్గుముఖం చూపినై. కాని, ఆతర్వాత మళ్ళీ వాటికి కళ్ళు పైకి వచ్చినాయి.

వినియోగ వస్తువుల ధరలు

వినియోగ వస్తువుల సగటు ధరల సూచీ శ్రేణులు అయిదు కేంద్రాల్లోనూ అనగా, హైదరాబాద్ నగరం, వరంగల్, నిజామాబాద్, విశాఖపట్నం, ఏలూరుల్లో గత సంవత్సరంతో పోల్చి చూస్తే మొత్తంమీద పెరుగుదలనే సూచించినై.

పరిశ్రమ

1960లో ఇంచు మించు అన్ని పెద్ద పరిశ్రమల ఉత్పత్తి పెరిగింది. కాగితపు పరిశ్రమ విషయంలో పెరుగుదల 43.7 శాతం వుంది. రేయన్—34.4 శాతం; ఆస్ బెస్టాస్ సిమెంటు వస్తువులు 33.2 శాతం, ద్రవ్యాలు—37.2 శాతం, సిమెంటు— 22.5 శాతం. ఇక బొగ్గు ఉత్పత్తి పూర్వ సంవత్సరంతో పోలిస్తే 11.8 శాతం పెరిగింది. ఉప్పు ఉత్పత్తి గత సంవత్సరం కన్న రెట్టింపుకు మించివుంది. అయితే, ఇతర వస్తువులు జనుము, గాజు, వనస్పతి—వీటి ఉత్పత్తి 1959 తో పోలిస్తే వరుసగా 4.7, 0.4, 8.0, 12.7 శాతం తగ్గింది. ఇతర పరిశ్రమల ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది.

కార్మిక పరిస్థితి

1960 సంవత్సరపు మొదటి పది మాసాల్లోని కార్మిక పరిస్థితిని గత సంవత్సరపు అదే కాలంతో పోలిస్తే చెప్పుకోదగ్గ అభివృద్ధి కనబడుతుంది. పారిశ్రామిక వివాదాల విషయంలో నేమి, వాటికి సంబంధించిన కార్మికుల సంఖ్య విషయంలో నేమి, నష్టపడిన కార్మిక దినాల విషయంలో నేమి పరిస్థితి బాగానే వుంది.

ఉద్యోగ వసతులు

1959లో కన్న 1960 లో ఉద్యోగాల పరిస్థితి మెరుగ్గావుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిపాటల అవకాశాలు బాగా హెచ్చటం దీనికి ముఖ్య కారణం. పూర్వ సంవత్సరంలో కన్న పనిపాటలు 14.31 శాతం పెరిగినాయి. ఈ అభివృద్ధి ఉన్నప్పటికి, ఇంత మాత్రాన్నే పరిస్థితి తృప్తికరంగా వుందని భావించటానికి వీలులేదు. అయితే, మూడవ పంచవర్ష ప్రణాళిక పథకాలు అమలు జరగటం ఆరంభ మయాక, పరిస్థితి ఇంకా బాగుపడగలదని ఆశిద్దాం.

రెండవ పంచవర్ష ప్రణాళిక

ప్రణాళికా సమితితో సంప్రదింపులు జరిపాక మొదట్లో మన రాష్ట్రానికి రెండవ ప్రణాళిక క్రింద అనుకున్న కేటాయింపు రూ. 174.47 కోట్లు. అప్పట్లో చేర్చని కొన్నిపథకాలకు అవకాశం చూపించటానికి గాను ఈ మొత్తం ఆ తర్వాత రూ. 180.59 కోట్లకు పెంచబడింది. అభివృద్ధికి చెందిన వివిధ పద్దుల క్రింద రెండవ ప్రణాళిక కేటాయింపులు స్థూలంగా దిగువన ఉదహరించబడినాయి:—

	(రూ. కోట్లు)
వ్యవసాయ కార్య క్రమములు	36.58
నీటిపారుదల	58.01
విద్యుచ్ఛక్తి	34.69
పరిశ్రమలు	10.44
రవాణా	5.90
సాంఘిక సేవా వసతులు	32.30
ఆవీ, ఇవీ	2.67

వసతుల విషయంలో కొత్త పన్నులు, ప్రజల నుంచి ఋణాలు చిన్న పొదుపు ఉద్యమం, ప్రస్తుతపు రివిన్యూ మిగుళ్ళు —వీటి మూలంగా ప్రభుత్వం రూ. 48.8 కోట్లను సమకూర్చు కొనగలదని భావించటం జరిగింది. ఇక కొరద లాగావున్న రూ. 125.67 కోట్ల మొత్తం కేంద్ర ప్రభుత్వం వద్దనుంచి కొంత గ్రాంట్ల రూపంలోనూ, కొంత ఋణాల రూపంలోనూ లభించగలదని అనుకొన్నాం. రెండవ ప్రణాళిక ఆరంభంనాటికి ప్రవేశ పెట్టిన కొత్త పన్నుల విధానాల వలన, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో వచ్చు పెట్టుబడి పెట్టే ప్రజల సహకారం ప్రభుత్వానికి లభించటం వలన మనం ఇప్పుడు మన వైపునుండి రెండవ ప్రణాళికకు రూ. 84.13 కోట్ల మొత్తాన్ని సమకూర్చగలమని అనుకుంటున్నాం. వివిధ పద్దుల క్రింద జరిగిన అభివృద్ధి దిగువన ఉదహరించబడింది.

పద్దు	మొదటి అంచనా రూ. కోట్లు	ఇప్పటి అంచనా రూ. కోట్లు
1. ప్రస్తుత రివిన్యూ మిగుళ్ళు	5.10	24.30
2. రాష్ట్రం విధించిన అదనపు పన్నులు	9.60	24.49
3. ప్రజలనుంచి ఋణాలు (స్థూలంగా)	26.70	28.91
4. చిన్న పొదుపు ఉద్యమం	5.00	11.11
5. నిలవ నిధులనుంచి తీసుకొన్న వాటితోసహా అమాంబాపతు పెట్టుబడి వసూళ్ళు (నికరం)	2.40	(—)4.68
మొత్తం	48.80	84.13

ప్రస్తుత రివిన్యూ మిగుళ్ళ అంచనా రూ. 5.10 కోట్లనుండి రూ. 24.30 కోట్లకు పెరిగింది. రెండవ ఆర్థిక సంఘపు తీర్పు రాష్ట్రానికి లాభసాటిగా ఉండటం ఈ పెరుగుదలకు ముఖ్యకారణం.

ప్రజలనుంచి లభించే ఋణాలు మొత్తంమీద కుడి ఎడమగా అనుకొన్నట్టుగానే లభించినాయి. కాని చిన్న పొదుపు ఉద్యమం ద్వారా లభించే మొత్తం మాత్రం రెట్టింపుకన్నాకూడా ఎక్కువగా పెరిగింది. ఇది ముదావహమే. అయినా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకానికి ఈ ఉద్యమ సందేశాన్ని పూర్తిగా వ్యాపింప జేయలేక పోయామనే అనిపిస్తోంది. ఈ ఉద్యమాన్ని ఇంకా బాగా సంపుటిత పరచటానికి ఇంకా పటిష్టమైన ప్రచారానికి తదితర విషయాలకు వివిధ కార్యక్రమాలకు అమలు జరిపే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇకముందు ఈ పొదుపు ఉద్యమానికి పూతం ఇవ్వటంలో జిల్లా పరిషత్తులు, పంచాయితీ సమితులు ముందుకు వచ్చి, ప్రధానపాత్ర వహించగలవని ఆశిస్తున్నాం.

అమాంబాపతు పెట్టుబడి వసూళ్ళ క్రింద తరుగుకు ఇది ముఖ్య కారణం—— రెండవ ప్రణాళికను రూపొందించినప్పుడు ప్రణాళికకు డబ్బుకోసం తెలంగాణా సెక్యూరిటీలను సొమ్ము చేయాలని అనుకోటం జరిగింది. కాని ఆ తర్వాత అది అవసరం కాదని అనుకోటం వల్లనే చాలా వరకు ఈ తరుగుదల కలిగింది. అయితే రిజర్వు బ్యాంకు నుంచి తాత్కాలికంగా సహాయం పొంది, ఈ తరుగును భర్తీ చేసుకొనటం జరిగింది.

ఇక రెండవ ప్రణాళిక క్రింద సాధించుకున్న విజయాలగురించి: ఇబ్బందులుఎన్నో ఎదుర్కొన్నప్పటికి, రెండవ ప్రణాళిక ప్రధానలక్ష్యాలన్నీ కూడా నెరవేర్చుకొనగలిగాం. ఇది నిజానికి ఎంతో సంతోషించవలసిన విషయం. సాంకేతిక సిబ్బంది సరిపడలేదు. పరికరాలు, ఇనప సామగ్రి వగైరాలు అంతే. సరిపడినవన్నీ దొరకవు. కావలసిన ద్రవ్యం వుండదు. ఇక రాష్ట్రాల పునర్నిర్మాణంవల్ల ప్రభుత్వ యంత్రాంగం విషయంలో ఉత్పన్నమైన సమస్యలు సరేసరి. ఈ ఇబ్బందులు తెలంగాణా విషయంలో మరీఎక్కువగా తలెత్తినై. అసలే తెలంగాణా కొంచెం వెనుకబడి వుంది. సాంఘిక సేవా వసతులు అంతగా అభివృద్ధి చెందలేదు. ఆర్థికాభివృద్ధి కూడా అంతంతే. ఇలాగే సరికొన్ని విషయాలు. కాబట్టి తెలంగాణా అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపటం జరిగింది. అంతేకాదు. ఈ శ్రద్ధ ఫలించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఈ విషయం ప్రభుత్వం ఈ మధ్య తెలంగాణా అభివృద్ధిని గురించి ప్రకటించిన శ్వేత పత్రంలో వివరింప బడిన అంకెలద్వారా స్పష్టమవుతూనే వుంది.

రెండవ పంచవర్ష ప్రణాళిక క్రియాలక్ష్యాల విషయాలు కూడ మిక్కిలి తృప్తికరంగావున్నవి. వాని వాటి వివరాలను తెలిపి గౌరవ సభ్యులకు భారం కల్గించేకంటే ఆ క్రియా లక్ష్యాలు, అవి ఎంతెంతవరకు సిద్ధించింది అనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేయటానికి ఒక గమనికను తయారుచేయటం జరిగింది. బడ్జెట్ కాగితాలతో సహా దానినికూడా ప్రత్యేకంగా సభముందు నివేదిస్తున్నాను.

రాష్ట్ర ఆర్థిక వసతుల ప్రభావం

రెండవ ప్రణాళిక కాలంలో ప్రభుత్వపు రివిన్యూ ఎంతో పెరిగింది. అలాగే ఖర్చూ పెరిగింది. ఋణ బాధ్యత పెరిగింది. వివరాలు:—

పద్దు	1955—56 రూ. కోట్లు	1960—61 రూ. కోట్లు
రివిన్యూ వసూళ్ళు	40.43	87.80
రివిన్యూ ఖర్చు	47.42	86.12
ప్రజలనుంచి ఋణం (ఉజ్జాయింపు)	108.46	204.63

రివిన్యూ పెరుగుదలకు దోహదపడిన ప్రధాన అంశాలు దిగువను పేర్కొన బడినాయి:—

పద్దు	1955—56 రూ. కోట్లు	1960—61 రూ. కోట్లు
1. పన్ను ఆదాయం	25.57	43.62
2. కేంద్ర పన్నుల్లో వాటా	6.58	16.68
3. మిగతా పద్దులు	8.28	27.50

ఇక ఖర్చులో పెరుగుదలకు ముఖ్య కారణాలు' దేశ నిర్మాణ కార్య కలాపాలు, ప్రజా ఋణానికి సంబంధించిన విషయాలు, వివరాలు:—

పద్దు	1955—56 రూ. కోట్లు	1960—61 రూ. కోట్లు
1. అభివృద్ధి పద్దుల క్రింద ఖర్చు	22.37	48.65
2. ఋణ వ్యవహారం	3.87	6. 83

మూడవ పంచవర్షప్రణాళిక

ప్రణాళికా సమితి ఆమోదంతో నిర్ణయించిన మూడవ ప్రణాళిక మొత్తం కేటాయింపు రూ. 305 కోట్లు. రెండవ, మూడవ ప్రణాళికల కేటాయింపు విభాగాలు దిగువన పేర్కొన బడినాయి. వాటిని పోల్చి చూడవచ్చు:—

పద్దు	రెండవ ప్రణాళిక (రూ. కోట్లు)	మూడవ ప్రణాళిక (రూ. కోట్లు)
1. వ్యవసాయ కార్య క్రమాలు	36.58	73.08
2. నీటిపారుదల	58.01	76.23
3. విద్యుచ్ఛక్తి	34.69	64.94
4. పరిశ్రమలు,సప్లైలు	10.44	19.43
5. రవాణా	5.90	11.56
6. సాంఘికసేవా వసతులు	32.30	55.51
7. ఆవీ, ఇవీ	2. 67	4. 25
మొత్తం	180.59	305.00

అయితే, ఈ రూ. 305 కోట్లలోనూ, ఇంచుమించు రూ. 120 కోట్లవరకూ రెండవ ప్రణాళికలో ప్రారంభింపబడి, కొరదలాగా ఉన్న పథకాలకే సరిపోతుంది. మిగిలిన మొత్తంతోనే కొత్త ప్రాజెక్టులకు, పథకాలకు పూనుకోవలసి వున్నది.

మూడవ ప్రణాళికలో వివిధ పద్దుల క్రింద డబ్బును, మొత్తం మీద జాతీయ ప్రణాళికలోని రాష్ట్రవిభాగాని కవలంబించిన సూత్రాల కనుగుణంగానే కేటాయించటం జరిగింది. అగ్రతాంబూలం వ్యవసాయానికి, నీటిపారుదల పథకాలకే అనుకోండి. విద్యుచ్ఛక్తిది రెండవ స్థానం. మూడవ ప్రణాళికా కాలంలో రూ 50 లక్షలకన్న ఎక్కువఖర్చు జరిగే ప్రధాన ప్రాజెక్టుల, పథకాల జాబితా దిగువన ఉదాహరించబడింది:—

వివరములు	1961—66కు కేటాయింపు (రూ. లక్షలు)
1. విజయవాడ నగరానికి సమీకృత పారిసప్లై పథకం	110
2. హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాలకు కూడా అలాంటి పథకం	99
3. నాగార్జునసాగర్ ప్రాజెక్టు	4,500
4. తుంగభద్ర ఎగువకాలవ	752
5. కర్నూలు—కడప కాల్వ	100
6. కడం ప్రాజెక్టు	90
7. పోచంపాడు ప్రాజెక్టు	400
8. వంశధార ప్రాజెక్టు	300
9. పులివెందుల పథకం (ఒకటవ దశ)	140
10. తుంగభద్ర—నెల్లూరు హైడ్రో—థర్మల్ పథకం	619
11. ఎగువ సీలేరు జలవిద్యుచ్ఛక్తి పథకం	707
12. నాగార్జున సాగర్ జలవిద్యుచ్ఛక్తి పథకంతో కలుపుకొని శ్రీశైలం జలవిద్యుచ్ఛక్తి పథకం	800
13. దుంతవాడ లేదా బలిమెల వద్ద ఆనకట్ట విషయంలో ఆంధ్ర వాటా	300
14. రామగుండం థర్మల్ స్టేషన్ విస్తరణ పథకం	486
15. కొత్తగూడెం థర్మల్ పథకం	955
16. తెలంగాణా హైడ్రో—థర్మల్ పథకం	572
17. ఆంధ్ర పేపరుమిల్లుల విస్తరణ	400
18. విశాఖపట్నం నీటిసప్లై పథకం	202
19. మంజీరా నీటిసప్లై పథకం	200

మూడవ ప్రణాళికకు ఆర్థిక వసతులు

మూడవ ప్రణాళికకు కావలసిన ఆర్థిక వసతుల విషయం:— కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, ఋణాల రూపంలో సుమారు రూ. 200 కోట్లు లభించవచ్చు. మిగతా రూ. 105 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చుకోవాలి. ఇందుకు కొత్త పన్నులు, అప్పు, ఋణాలవసూళ్ళు వగైరా అవసరం. కాని లభించగల వసతులు రూ. 90 కోట్లు మాత్రమే ఉండగలవు. వివరాలు:—

	రూ. కోట్లు
(1) ఇప్పటి రేట్ల ప్రకారం రివిన్యూమిగుళ్ళు	14.77
(2) పాత ఋణాల చెల్లింపుకు రూ. 16 కోట్లు కేటాయించాక ప్రజలనుంచి ఋణాలు	40.00
(3) చిన్న పొదుపు ఉద్యమం	17.50
(4) ప్రభుత్వం విధించే అదనపు పన్నులు	38.00
(5) ప్రభుత్వ సంస్థల నుంచి లభించేది	6.23
(6) పెట్టుబడి వసూళ్లకు మించి వుండి ప్రణాళికకు చెందని పెట్టుబడి వంపకం మిగులు	(—) 26.50
మొత్తం	90.00

మూడవ ప్రణాళికా కాలంలో రూ. 38 కోట్లను సమీకరించుకొనటానికి ప్రవేశపెట్టే కొత్త పన్ను విధానాలు ఎలా వుండేదీ వూహించటానికి ఇది సమయంకాదు.

రోడ్డు ట్రాన్సుపోర్టు కార్పొరేషన్, విద్యుచ్ఛక్తి బోర్డు, ఆంధ్ర పేపర్ మిల్స్ వగైరా ప్రభుత్వ సంస్థల నుంచి లభించే మొత్తం, వాటి నికర లాభాలు, తరుగు నిధి కేటాయింపులకు సంబంధించి వుంటుంది. అభివృద్ధి పథకాలకు డబ్బును చేకూర్చటానికి గాను ఈ డబ్బు మళ్లీ పరిశ్రమకే తిరిగిఇచ్చివేయబడుతుంది.

ప్రణాళికకు చెందని పంపకాలకు చెందిన పెద్ద సంఖ్య మూడవ ప్రణాళిక కాలంలో చెల్లింపు చేయవలసివచ్చే కేంద్రఋణాలకుచెందివుంటుంది. కాబట్టి, ఈ స్థితిలో స్పష్టంగా ఆశించదగు ఆర్థిక వసతులు రూ 290 కోట్లు వుంటాయి. అంటే, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసుకొనవలసిన కొరదలా రూ. 15 కోట్లు వుంటుంది. ఇందుకు ప్రణాళికా పథకాలు పూర్తిగా అమలులోనికి వస్తున్న కొంది ఇతర విధానాలను అన్వేషించాలి.

1961-62 వార్షిక ప్రణాళిక

1960—61 సంవత్సరానికి ప్రణాళిక కేటాయింపు మొదట్లో రూ. 44.04 కోట్లు అని నిశ్చయించబడింది. ఆ తర్వాత రూ. 47.29 కోట్లకు పెంచబడింది. అయితే, నికర ఖర్చు రూ. 47 కోట్ల దాకా ఉండవచ్చు. మరి ప్రణాళికా సమితి 1961—62 సంవత్సరపు ప్రణాళిక కేటాయింపు మొత్తం కేటాయింపులో 15 శాతానికి పరిమితమై వుండటం మంచిదని సలహా యిచ్చింది. 1961—62 కు కేంద్రసహాయం రూ. 29 కోట్లు ఉంటుందేమోనని సూచించింది కూడా. ఇక,వచ్చే ఏడాదికి మనకు లభించగల వసతులు రూ. 14.75 కోట్లు వుండవచ్చు. కాబట్టే, ఎంత ఇష్టం లేకపోయినప్పటికి 1961—62కిప్రణాళికకేటాయింపునురూ. 48 కోట్లకు పరిమితం చేయక తప్పదు. దీని వివరాలు ఆర్థిక కార్యదర్శి వివరణ నివేదిక అనుబంధంలో పేర్కొనబడినై.

1959-60 లెక్కలు

1959—60 సంవత్సరం రూ. 5.95 కోట్ల రొక్కపు నిల్వతో ప్రారంభమైంది. ఇక రివిన్యూ వసూళ్ళు, రివిన్యూ ఖర్చు వరసగా రూ. 81.94 కోట్లు, రూ 74.63 కోట్లు వున్నవి. అంటే, రివిన్యూ మిగులు రూ. 7.31 కోట్లు ఉందన్నమాట. పెట్టుబడి కాతాన ఖర్చు రూ. 26.13 కోట్లు. ప్రజలనుంచి తీసుకున్న ఋణం రూ. 15.93 కోట్లు పెరిగింది. డిపాజిట్లు, అడ్వాన్సులు, మిగతా అప్పు పద్దు వ్యవహారాలు— వీటి మూలంగా నికరంగా రూ. 1.54కోట్ల వ్యయం జరుగవలసి వచ్చింది. ఆ ఏడాది రూ 1.52 కోట్ల మిగులుతో ముగిసింది.

సవరించిన అంచనాలు 1960 - 61

రివిన్యూ వసూళ్ళు:— 1960—61మొదటి అంచనాల ప్రకారం, మొత్తం రివిన్యూ రూ81.72 కోట్లు ఉంటుందనిభావించటంజరిగింది. సవరించిన అంచనాల ప్రకారం ఈమొత్తం ఇప్పుడు రూ 87.80 కోట్లు ఉంటుంది. అంటే, రూ. 6.08 కోట్ల పెరుగుదల వుంది. ఇది ముఖ్యంగా ఆదాయపు పన్నుల కింద, స్టాంపులు, అమ్మకపు పన్నుల కింద జరిగింది. కిస్తీ మినహాయింపు, నిలువుదల వగైరాల మూలంగా సుమారు రూ. 50 లక్షల దాకా భూమి శిస్తు వసూళ్ల తరుగుకు లోనైనవి. మిగతా పద్దుల కింద తేడాలు ఆర్థిక కార్యదర్శి వివరణ నివేదికలో తెలియజేయబడినాయి.

రివిన్యూ ఖర్చు:— మొదటి అంచనాల్లో రివిన్యూ ఖర్చు రూ. 81.98 కోట్లు వుంటుందని లెక్కించబడింది. అది రూ. 86.12 కోట్లకు పెరిగింది. పెరుగుదల రూ. 4.14 కోట్లు. పెరుగుదల ముఖ్యంగా విద్య (రూ.272లక్షలు),వైద్యం(రూ 33 లక్షలు), పరిశ్రమలు, సప్లయిలు (రూ 20 లక్షలు), అమాంబాపతు శాఖలు వగైరా)రూ. 89 లక్షలు) పద్దులకింద జరిగింది.

రివిన్యూ మిగులు:— బడ్జెటు అంచనాలను రూపొందించే సమయంలో రూ. 26 లక్షల తరుగు ఉండగలదని అనుకోటం జరిగింది. కాని, ఈ సంవత్సరపు సవరించిన రివిన్యూ అంచనాలు, ఖర్చు నికరంగా రూ. 1.68 కోట్ల రివిన్యూ మిగులును ద్యోతకం చేస్తున్నాయి.

పెట్టుబడి ఖర్చు:— బడ్జెటులో మొత్తం పెట్టుబడి వినియోగానికి రూ. 32.44 కోట్లు కేటాయించబడినై. ఇందులో రూ 25.72 కోట్లు ప్రణాళికా పథకాలకు, రూ. 6.72 కోట్లు ప్రణాళికకు చెందని అవసరాలకు, అంటే జమీందారుల నష్టపరిహారం, వివిధ శాఖల కట్టడాలు, పించన్ల మార్పిడి వగైరాల్లాంటి వాటికి. ప్రణాళికకు చెందిన అంశాలకు, చెందని అంశాలకు సవరింపబడిన అంచనాలు వరుసగా ఇప్పుడు రూ. 27.11 కోట్లు, రూ. 4.86 కోట్లుగా నిర్ణయించబడినాయి. ప్రణాళిక వినియోగంలోని రూ. 1.39 కోట్ల పెరుగుదల నీటిపారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల కింద జరిగింది. ప్రణాళికకు చెందని అంశాల కింద రూ. 1.86 కోట్ల తగ్గింపుకు ముఖ్య కారణం—కొత్తగూడెం ఎరువుల ఫ్యాక్టరీ విషయమై ఏర్పాట్లు చేయడంలో జరిగిన జాప్యం.

ప్రజలనుంచి ఋణం:— 1960 ఆగష్టులో రూ. 9 కోట్ల పబ్లిక్ ఋణం కావాలని అభ్యర్థన చేయబడింది. రూ. 13.28 కోట్లు వసూలైంది. ప్రభుత్వం రూ. 9.81 కోట్లు వుంచుకొని, మిగతా మొత్తాన్ని ఆయా వ్యక్తులకు తిరిగి ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, జీవిత భీమాసంస్థ, రిజర్వు బ్యాంకు వగైరాల్లాంటి వరవతి సంస్థల నుంచి అభివృద్ధి పథకాలకు లభించిన ఋణం రూ. 72.65 కోట్లు. పాతఋణాల చెల్లింపుకు రూ. 52.54 కోట్ల మొత్తాన్ని సమకూర్చుకోవలసి వున్నది. తీర్చవలసిన ఋణాల చెల్లింపు పోను రాష్ట్రపు పబ్లిక్ ఋణంలో నికరపు పెరుగుదల రూ 20.11 కోట్లు.

డిపాజిట్లు, అడ్వాన్సులు:— 1960—61 లో అన్‌ఫండెడ్ ఋణం, డిపాజిట్లు, చెల్లింపులు, నిలువుదల పద్దులకింద వ్యవహారాల ఫలితంగా నికరంగా రూ. 8.00 కోట్ల వినియోగం ఉండవచ్చు.

రొక్కపు నిల్వ:—బడ్జెటులో అనుకొన్న రూ. 9.08 కోట్ల తరుగుకు బదులు 1960—61 సంవత్సరం రూ. 7.61 కోట్ల రొక్కపు తరుగు నిలవతో ముగుస్తుంది.

1961—62 బడ్జెట్ అంచనాలు

ఇక 1961—62 బడ్జెటు ప్రతిపాదనలను గురించి ప్రసావిస్తాను.

రివిన్యూ

మొత్తం రివిన్యూ 1960—61 సవరించిన అంచనాల ప్రకారం రూ. 87.80 కోట్లువుంటే, 1961—62 బడ్జెటు అంచనాల ప్రకారం రూ. 85.13 కోట్లు వుంటుంది. అంటే, రూ. 2.67 కోట్ల తరుగు అన్నమాట.

ఈ తరుగుదల ముఖ్యంగా ఆదాయపుపన్ను (రూ. 52 లక్షలు), తక్కువ జీతాల ప్రభుత్వోద్యోగుల కరువుభత్యంలో పెరుగుదలకు కేంద్ర సహాయం (రూ. 2 కోట్లు) విషయాల్లో జరిగింది. మిగతా పద్దుల పెరుగుదలలు, తరుగుదలలు ఒకదానికొకటి సరిపుచ్చుకున్నాయి.

ఈ అంచనాలు ఇప్పటి పన్నుల రేట్లను, ఆదాయ వసతులను ఆధారం చేసుకొని తయారు చేయబడినాయి. పోతే, 1961—62 వార్షిక ప్రణాళిక రివిన్యూ ఖర్చులో కేంద్ర ప్రభుత్వపు వాటా కింద రూ. 6 కోట్లను జమ వేసుకోవటం జరిగింది.

రివిన్యూ ఖర్చు

1961—62 లో మొత్తం రివిన్యూఖర్చుకు రూ. 87.63 కోట్లు కేటాయింపబడినాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు మొదలగు పథకాలు కొన్ని రెండవ ప్రణాళికలో పూర్తి చేయబడినాయి. వీటి నిర్వహణకయ్యే ఖర్చుకోసం ఇందులో రూ. 7.50 కోట్లను ప్రత్యేకించటమైనది. అలాగే 1961—62 రాష్ట్ర ప్రణాళికలోని రివిన్యూ అంశంకింద రూ. 12.51 కోట్లు కేటాయించబడినవి. స్థూలంగా ఈ మొత్తం ఇలా పంపిణీ చేయబడింది:—

	(రూ. కోట్లు)
వ్యవసాయము	1.25
విద్య	2.15
ఆరోగ్యం	1.04
పరిశ్రమలు	1.17
మిగతా పద్దులు	6.90

పరిపాలక శాఖలకుండే కొన్ని ప్రధాన అవసరాలకు కూడా కేటాయింపులు చేయబడినాయి. వీటికి తగిన కేటాయింపు వార్షిక ప్రణాళికలో జరగలేదు. కొన్ని ముఖ్యాంశాలను పేర్కొంటాను.

(1) విశ్వవిద్యాలయాలకు బ్లాక్ గ్రాంట్లు: ఇప్పటి ఏర్పాట్ల ప్రకారం, రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాలు రాష్ట్రం నుంచి బ్లాక్ గ్రాంట్లను పొందుతూనే వున్నవి. ఈ గ్రాంట్లు కొన్ని సంవత్సరాల క్రితం నిర్ణయింపబడినాయి. వీటికి అదనంగా, విశ్వవిద్యాలయాల గ్రాంట్ల కమిషన్ నుంచి గ్రాంట్లు, రాష్ట్రప్రభుత్వం నుంచి తాత్కాలికమైన (అడ్—హాక్) లోపాయకారి గ్రాంట్లు లభిస్తున్నవి. ఈ అభివృద్ధి గ్రాంట్లకు 1961 మార్చి ముగింపుతో గడువు తీరుతుంది. ఇప్పటి శాఖల నిర్వహణకు, రెండవ ప్రణాళికా కాలంలో పూనుకొన్న అభివృద్ధి పథకాలను కొనసాగించటానికి, వాటిఆర్థిక వసతులను స్థిరపరచటానికి ఈ మూడు విశ్వవిద్యాలయాల బ్లాక్ గ్రాంట్లను దిగువ విధంగా పెంచాలని నిశ్చయించటమైంది. మొత్తం పెరుగుదల రూ. 40 లక్షలు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం రూ. 20లక్షలు
ఆంధ్ర విశ్వవిద్యాలయం రూ. 10లక్షలు
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రూ. 10లక్షలు

చాలా కళాశాలలను నిర్వహించవలసిన అవసరం వుండబట్టి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఎక్కువ గ్రాంటు కేటాయించబడింది. ఆంధ్ర ప్రాంతంలో విద్యాశాఖయే ఈ కళాశాలలను నిర్వహిస్తుంది.

ఈ గ్రాంట్ల పరిస్థితి అయిదేళ్ల తర్వాత తిరిగి పరిశీలించ బడుతుంది.

(2) స్థానిక సంస్థలకు గ్రాంట్లు:— తెలంగాణాలోని 9 జిల్లాపరిషత్తులకు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లా పరిషత్తులకు ఒక్కొక్క దానికి ఆఫీసు కట్టడాల నిమిత్తం రూ, 3 లక్షలను ఇవ్వాలని ఉద్దేశించబడింది. ఇందులో రూ. 1 లక్ష ఈ ఏడాది ప్రతి జిల్లా పరిషత్తుకు ఇవ్వటం జరిగింది. మిగతా రూ. 2 లక్షలు వచ్చే ఏడాది ఇవ్వాలి. అందుకుగాను బడ్జెట్‌లో రూ. 22 లక్షలు కేటాయించబడినై. ఆంధ్ర ప్రాంతంలోని మిగతా తొమ్మిది జిల్లా పరిషత్తులు కూడా ఇప్పటి ఆఫీసు కట్టడాల అభివృద్ధి కోసం ఒక్కొక్క దానికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని పొందుతాయి.

కొన్ని నిర్దిష్ట అభివృద్ధి పథకాల కోసం వచ్చే ఏడాది హైదరాబాదు మ్యునిసిపల్ కార్పొరేషన్‌కు గ్రాంటు క్రింద రూ. 10 లక్షల మొత్తం కేటాయించబడింది.

ఇక స్థానిక సంస్థలకు ఋణసహాయం కోసం ఋణాలు, అడ్వాన్సుల క్రింద రూ 9 లక్షలు కేటాయింపబడినాయి.

(3) తెలంగాణాలోని మ్యునిసిపల్ టోల్ పన్నులను రద్దు చేయవలసిందిగా అనేకమంది విజ్ఞప్తులు చేస్తున్నారు. వీటి మూలంగా రాకపోకలకు అవరోధాలు ఏర్పడి, ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. కాబట్టి వీటిని రద్దు చేయాలని నిశ్చయించటమైనది. ఈసందర్భంలో పురపాలక సంఘాలకు నష్టపరిహారం క్రింద బడ్జెట్‌లో రూ 16 లక్షల మొత్తం కేటాయించబడింది.

(4) హరిజనులు, వెనుకబడిన వర్గాలు వగైరాల ఉద్ధరణకు మామూలుగా బడ్జెట్‌లో జరిగే కేటాయింపుకు అదనంగా, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 20 లక్షల ప్రత్యేక కేటాయింపు జరిగింది. ఇది హరిజనుల గృహనిర్మాణపథకాలకు, వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడివున్న విద్యార్థులకు విద్యావసతులను కల్పించటానికి వినియోగం అవుతుంది. ఈ మొత్తం వచ్చే ఏడాది బడ్జెట్‌లో తిరిగి కేటాయించబడింది. కాగా, మరొక సౌకర్యం కూడ కల్పించబడింది. షెడ్యూల్డు కులాలు, వెనుకబడిన తరగతులు, వగైరా వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇదివరకే పూర్తి జీతపు తగ్గింపు వర్తిస్తోంది. ఇక పాఠశాలలు ఆటలకని, గ్రంథాలయాలు వగైరాలకని విధించే ప్రత్యేక రుసుములు ఈ విద్యార్థులకు వర్తించకూడదని నిర్ణయించటమైనది. ఇది 1961 జూన్ నెలనుంచి అమలులోకి వస్తుంది. ఇందుకై బడ్జెట్‌లో రూ. 5 లక్షలు కేటాయించబడినాయి.

(5) ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు సాహిత్య సాంస్కృతిక అకాడమీలకు గ్రాంట్లు దిగువ విధంగా పెంచబడినాయి. అందుకు తగిన కేటాయింపు చేయబడింది.

సాహిత్య అకాడమీ రూ. 50,000 ల నుంచి రూ. 1,00,000
సంగీత నాటకఅకాడమీ రూ. 35,00.00 ల నుంచి రూ. 1,00,000
లలితకళా అకాడమీ రూ. 15,000 ల నుంచి రూ. 25,000.

మన రాష్ట్రంలోను ఇతర రాష్ట్రాలలోనుగల తెలుగు సంస్థలకు, వాటి కార్యకలాపాల నిర్వహణకు గాను ఆర్థిక సహాయం చెయ్యడానికి రూ. 2.25 లక్షలు కేటాయించబడినాయి.

జిల్లాలలో నాటకశాలల నిర్మాణానికి గాను ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. వీటికి గ్రాంట్లు యివ్వడంకోసం ఒక లక్ష రూపాయల కేటాయింపు చేయబడింది.

(6) కడప, కర్నూలు, అనంతపురం ప్రభుత్వ కళాశాలల్లో అదనపు కట్టడాలకు, హాస్టళ్ల వగైరాలకు రూ. 3 లక్షలు కేటాయించబడినాయి.

(7) 1961—62 లో మరికొన్ని అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉంది. అగ్నిమాపక కేంద్రాల మోటారు బండ్లను, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో మార్చవలసివుంది. ఇందు నిమిత్తమై రూ. 5 లక్షల మొత్తం కేటాయించబడింది.

(8) రోడ్ల నిర్వహణకని చేసే బడ్జెట్ కేటాయింపు రూ. 30 లక్షలు పెరిగింది. ఇందులో రూ. 5 లక్షలు జిల్లాబోర్డు రోడ్లకు ఉద్దేశింపబడింది.

(9) పంచదార చెరకు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణపు కేటాయింపు కూడా 1961—62లో రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచబడింది.

(10) హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లో నిరుద్యోగ నివారణ పథకాలకుగాను ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 10 లక్షలు ప్రత్యేకంగా కేటాయింపబడినై. అప్పుడే చాలా పథకాలు మంజూరు చేయబడి, అమలు జరుపబడుతున్నాయి. ఈ ఉపయోగకరమైన కార్యక్రమాన్ని కొనసాగించటానికి మళ్లీ 1961—62 బడ్జెట్‌లో కూడా రూ. 10 లక్షలు కేటాయించబడినాయి.

(11) ఆర్థికసహాయంలేక, సాంకేతిక, వృత్తి కళాశాలల్లో చదువుకొనసాగించలేని విద్యార్థులకు విద్యా ఋణాలను మంజూరు చేయటానికి గాను, ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ. 2లక్షలు కేటాయించబడినై. ఇది బుద్ధిశాలురైన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. వచ్చే ఏడాది బడ్జెట్‌లో యిది రూ. 4 లక్షలకు పెంచబడింది.

(12) 70 సంవత్సరములు, అంతకు పైబడిన వయస్సు గలిగి జీవనోపాధి సదుపాయములేని బీదలకు వార్ధక్య పింఛనులు మంజూరు చేసే నిమిత్తము రూ. 3 లక్షలు మొత్తము కేటాయించబడినది. ఈ సదుపాయమువల్ల చాలావరకు వారి కష్టములు తొలగగలవని ఆశించబడుచున్నది.

రెండవ భాగపు పథకాల వివరాలు ఆర్థిక కార్యదర్శి వివరణ నివేదికలో పేర్కొనబడినై. వాటికి వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేటాయింపు చేయబడింది.

రివిన్యూ తరుగు:— 1961—62 రివిన్యూ అంచనాల ప్రకారం తరుగు రూ. 2.50 కోట్లు ఉంటుంది. మరి క్రమేణ ఈ లోటును భర్తీ చేసుకొనటానికి తగు కృషి చేయాలి. అయితే ఈ అంచనాల్లో కన్సాలిడేటెడ్ ఫండ్‌కు వర్తించే ఆదాయాన్ని, రివిన్యూ ఖర్చును మాత్రమే లెక్కలోకి తీసుకొనటం జరిగింది. రోడ్డు ట్రాన్సుపోర్టు కార్పొరేషన్ విద్యుచ్ఛక్తి బోర్డు—వీటి ఆదాయాన్ని ఖర్చును లెక్కలోనికి తీసుకోలేదు. వీటిని ఇటీవల దాకా ప్రభుత్వశాఖలుగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు

(మిగతా 2 వ పేజీలో)

స్త్రీలు మూత్రాశయపు జబ్బులతో బాధపడతారు

35 సం. పై బడిన స్త్రీ పురుషులు మూత్రాశయపు వ్యాధులతో విర్వీర్యులై దౌర్బల్యముతోనుందురు. వెన్నుపోటు, కీళ్ళనొప్పులు. ఆవారతో కూడా మూత్రవిసర్జన, రాత్రి లేక పగలు తరచుగా మూత్రము విడచుట. కాళ్ళ నొప్పులు. విసర్జనలో మంట. ఐంపోసిత మొదలగు లక్షణములు మూత్రాశయపు వ్యాధులే కారణము కావచ్చును. తప్పి జ్వరము గూడా తరచుగా ఆపాదించవచ్చును. 30 సం. నుంచి యీ మూత్రాశయపు వ్యాధులతో బాధపడుతున్న వారు సిస్టెక్స్ (CYSTEX)ను వాడుచున్నారు. నేడే సిస్టెక్స్ (CYSTEX)ను మీ కెమిస్టు వద్ద కొనండి. ఇది శీఘ్రముగా గుణమిచ్చును. తప్పక తృప్తినివ్వగలదు. పూర్తిగా స్వస్థత చేకూరనిచో వైద్యుని సంప్రదించండి.









రేడియో

బుధవారం, ఫిబ్రవరి 22
శక 1882 ఫాల్గుణ 3

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తెలుగులో వార్తలు, 7—15 పి. ఎస్. లక్ష్మి : వయొలిన్, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 హిందూస్థానీ సంగీత శిక్షణ, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము (విజయవాడనుండి రిలే), 1—00 మహిళా సమాజం, 1—30 లయ విన్యాసం, 1—50 తెలుగులో వార్తలు, 2—00 శాస్త్రీయ సంగీత్, 2—10 ఉర్దూలో వార్తలు, 2—20 ఉన్నత పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 3—45 ఉన్నత పాఠశాలలకు, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 కుటుంబ కార్యక్రమము (ఉర్దూ), 7—00 తెలుగులో వార్తలు, 7—15 పుస్తక సమీక్ష, డా. ఆర్యేంద్ర శర్మ, 7—30 రేడియో వార్తావాహిని, 7—40 వివాహ సంగీతం, 7—45 తృతీయ ప్రణాళిక—ఆర్థికాభివృద్ధి : గ్రామసీమ సౌభాగ్యానికై ప్లానింగ్ ప్రసంగము, పి. వి. నరసింహారావు, 8—00 ఆంధ్రశ్రీ (నాటిక) 1960 లో ఆంధ్ర విశ్వవిద్యాలయాల రేడియో నాటిక పోటీలో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు గెలుపొందినది, 8—45 ఎస్. ఎన్. బాలముకుంద్ : ఖయాల్ హంసధ్వని, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 9—50 యుగళ్ గాన్, 10—00 ఎస్. ఎస్. బాలముకుంద్ : ఖయాల్, 11—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 శాస్త్రీయ సంగీతం, 2—20 పి. ఎస్. లక్ష్మి : వయొలిన్, 3—45 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రం 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—15 సంగీత నాటక గీతాలు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్‌నుండి రిలే), 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం (హైదరాబాద్‌నుండి రిలే), 1—30 చావలి కృష్ణమూర్తి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 వాతావరణ సూచన, 3—30 లలిత సంగీతం, 3—45 ఉన్నత పాఠశాలలకు (హైదరాబాద్‌నుండి రిలే), 4—15 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 రేడియో వార్తావాహిని, 7—40 లలిత సంగీతం : జోస్యుల శ్రీరామమూర్తి, 8—00 ఆంధ్రశ్రీ, నాటిక (హైదరాబాద్‌నుండి రిలే), 8—30 ఎ. ఐ. ఆర్. వాద్యబృందము, 8—45 పల్లిహిత సంగీత సంప్రదాయాలు, సమర్పణ : ఎస్. కృష్ణస్వామి, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 లలిత సంగీతం : జోస్యుల శ్రీరామమూర్తి, 9—50 చావలి కృష్ణమూర్తి, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళమున వార్తలు, 7—30 లాల్‌గుడి జయరామన్, లాల్‌గుడి శ్రీమతి, 8—00 మధుర గీతం, మధ్యాహ్నం 1—30 గానమంజరి, 1—40 హిందీలో వార్తలు, 1—50 గీత మంజరి, 2—00 తమిళమున వార్తలు, 2—40 వాతావరణ సూచన, సాయంత్రం 5—30 ఎస్. రవీంద్రన్ : వీణ, 7—15 తమిళమున వార్తలు, 7—45 గ్రహణం, సీరియల్, 2 (కథానిక) రచన : ఆర్. వెంకటస్వామి, 8—00 గౌరి కుప్పుస్వామి, 8—30 ఎస్. నరసింహులు, 9—00 చిదంబరం ఎస్. కృష్ణమూర్తి, 9—30 జావళీలు : నిలయ విద్వాంసులు, 9—45 నాదస్వరం, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వాద్య గోష్ఠి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆంగ్లమున వార్తలు, మధ్యాహ్నం 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆంగ్లమున వార్తలు, 1—40 గీతమంజరి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధుర గీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సాయంత్రం 5—30 పాశ్చాత్య సంగీతం, 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 కదంబం, 7—00 తెలుగులో వార్తలు, 7—15 బృందగానం, 7—30 రాగవిలక్కం, 7—45 శిధిల శిఖరాలు, (కథానిక) రచన : జి. సుందరమ్మ, 8—00 ఆంధ్రశ్రీ, నాటిక (హైదరాబాద్‌నుండి రిలే), 8—30 మద్రాస్ బి వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—25 వాద్యసంగీతం 9—45 పాశ్చాత్య సంగీతం 10—30 ప్రసార సమాప్తి.

బస్సు ప్రమాదం

ఇరువురికి స్వల్పగాయాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 —

రోడ్డురవాణా మేడబస్సు రిక్షాను ఢీకొనకుండా తప్పించుకోవడానికి యత్నించి అసెంబ్లీ భవనాలకు ఎదురుగానున్న టెలిఫోను స్తంభానికి నిన్నరాత్రి కొట్టుకుంది. ఈ కుదుపుకు పై అంతస్థులోఉన్న ప్రయాణీకులకు యిద్దరికి స్వల్ప గాయాలు తగిలాయి.

సోంపేట అగ్నిప్రమాదం

863ఇళ్ళు: 200 గడ్డివాములుదగ్ధం

(ఆంధ్రప్రభ విలేఖరి)

శ్రీకాకుళం, ఫిబ్రవరి 19:—

సోంపేట అగ్నిప్రమాదంలో 863 ఇళ్ళు, 200 గడ్డివాములు తగలబడిపోయాయని ఇప్పుడే ఇక్కడికి వార్త అందింది. సోంపేటకుదగ్గరలో ఒరిస్సా అగ్నిమాపకదళం ఉంది. కాని వారిని పిలిపినా రాలేదట. అందుచేత శ్రీకాకుళం అగ్నిమాపకదళం వెళ్ళింది. కలెక్టరు శ్రీ గులాం అన్సారి సోంపేటకు వెళ్ళారు. సాధ్యమైనంత సహాయం చేస్తున్నారు. అయిదు సంవత్సరాల బాలిక శరీరం కాలి ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలిసింది. ఆస్తినష్టం ఎంత సంభవించిందీ ఇంకా అంచనా వేయలేదు.

ఆస్తినష్టం చాలా సంభవించిందని సోంపేట మండలి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యస్. వీరభద్రరావు తెలియజేస్తున్నారు.

పంచాయితీబోర్డు అధ్యక్షుడు శ్రీ పి. యర్రయ్య, మండలి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యస్. వీరభద్రరావు, ఇతరులు తొమ్మిది మందితో కూడిన బాధానివారణ సంఘం ఏర్పడింది. 15 బస్తాల బియ్యం, దాదాపు రు. 200 లు ఈ సంఘం వసూలు చేసిందని మండలి కాంగ్రెస్ అధ్యక్షుడు తెలియజేశారు.

ప్రభుత్వం, ప్రజలు ఈ కష్టదశలో బాధితులకు సహాయం చేయాలని కోరుతున్నారు.

ఖమ్మంజిల్లా విద్యార్థి మహాసభలు

మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతను

ఖమ్మం, ఫిబ్రవరి 18 :—

ఖమ్మంజిల్లా విద్యార్థిసంఘం మహాసభలు నిన్న యిక్కడ ఆటల మైదానంలో జిల్లా పరిషత్తు అధ్యక్షులు శ్రీ జలగం వెంగళరావు పతాకావిష్కరణతో ప్రారంభమయినవి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖామాత్యులు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించారు. మాజీమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి మహాసభలను ప్రారంభించారు. విద్యార్థులు ఐక్యతతో తమ కోర్కెలను సాధించుకోవాలన్నారు.

అధ్యక్షులు శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు ప్రసంగిస్తూ, ప్రణాళికలన్నీ భావి పౌరులగు నేటి విద్యార్థులకే అని మరువరాదనీ, క్రమశిక్షణతో, పట్టుదలతో విద్యావంతులై దేశసౌభాగ్యానికి తద్వారా తమ భావికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.

తరువాత రాజ్యసభ సభ్యులు శ్రీ కోట పున్నయ్యగారు మాట్లాడుతూ, బ్రతుకలేక బడిపంతులు అనే సామెతకాక, బ్రతుకుదెరువు చూపించేవాడు బడిపంతులు అని తెలుసుకుని మన విద్యార్థులు ఉపాధ్యాయులపట్ల గౌరవము పెద్దలయెడ భక్తి కలిగిఉండి కీర్తి కొనుండి వెలుగును పొందడానికి కృషి సల్పాలన్నారు.

ప్రఖ్యాతసినిమానటులు గుమ్మడి వెంకటేశ్వరరావుగారు ప్రసంగిస్తూ, విద్యార్థులలో ఏకాగ్రత అవసరమన్నారు.

శ్రీయుతులు జె. వెంగళరావు, శీలం సిద్దారెడ్డి, శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ, కె. వి. నారాయణ, ప్రసంగించారు.

మిత్రశ్రీ నవాఖ్యానారి వైజ్ఞానికప్రదర్శనతో సభ ముగిసింది. (మ. వి.)

నిడదవోలులో సబ్‌ట్రెజరీ

స్థాపనకై సన్నాహాలు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

నిడదవోలు, ఫిబ్రవరి 13:—

నిడదవోలులో సబ్‌ట్రెజరీ ఏర్పాటు చేసే నిమిత్తం స్థానిక పరిస్థితులను పరిశీలించడానికి మొన్న యిక్కడకు పశ్చిమ గోదావరిజిల్లా ట్రెజరీ ఆఫీసరుగారు వచ్చారు. వారికి నిడదవోలుపంచాయితీ అధ్యక్షులు శ్రీ భూపతివెంకట్రాజు, బ్లాక్‌డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీ పి. శ్రీరామమూర్తిగార్లు, నిడదవోలు మర్చంటు ఛేంబరువారు స్వాగతమిచ్చారు. కొవ్వూరు తహసీలు సబ్‌ట్రెజరీ ఆఫీసర్లు కూడా వచ్చారు. సబ్‌ట్రెజరీ భవన నిర్మాణానికి 400 చ. గ. స్థలం విరాళంగాయివ్వగలమని స్థానికప్రజలు వాగ్దానం చేశారు. సబ్‌ట్రెజరీ నిర్మాణానికి తగువిధంగా కృషి చేయగలమని జిల్లా ట్రెజరీ ఆఫీసరు వాగ్దానంచేశారు.

పాలకొల్లు యంగ్‌మెన్స్ అసోసియేషన్

పాలకొల్లు, ఫిబ్రవరి 18 :—

పాలకొల్లులో యంగుమెన్స్ ఆర్ట్సు అండ్ కల్చరల్ అసోసియేషను ప్రారంభోత్సవం మాజీ చైర్మను డాక్టర్ పోలిసెట్టి వెంకటసుబ్బారావు జరిపారు. శ్రీయుతులు బొండాడ వెంకటరాజు గుప్త, ఈరంకి సూర్యనారాయణ, కొమాండూరి కృష్ణమాచార్యులు, ఉపన్యసించారు. నర్సాపురం కళాశాల ఆంధ్రపండితులు శ్రీ కె. హరికూడా ఉపన్యసించారు.

ఈ సంఘమునకు మున్సిపలు చైర్మను శ్రీ బోడిసెట్టి సూర్యారావు గౌరవ అధ్యక్షులు శ్రీ పి. ఎల్. నరసింహారావు, అధ్యక్షులు శ్రీ బి. వి. ఎస్. నారాయణరావు కార్యదర్శి, శ్రీ బి. సర్వేశ్వరరావు, ఐ. దత్తాత్రేయులు ఉపాధ్యక్షులు, శ్రీ సిహెచ్. వెంకట్రామరెడ్డి కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు.

సభానంతరం నాటికలు ప్రదర్శించబడినవి. చిరంజీవి దేవి భరతనాట్యం జరిగింది. నర్సాపురం స్టేట్‌బ్యాంకు ఏజంటు శ్రీ ఆర్. ఎస్. శివరావు బహుమతులు పంచారు.

వివాహమహోత్సవం

తెనాలి, ఫిబ్రవరి 19:—

తెనాలి వాస్తవ్యులు, జానకిరాం ప్రెస్ యజమానులు శ్రీ కాకుమాను అంజయ్య గారి మూడవ కుమారుడు చి: రుద్రకుమార్‌కు, చి: సౌ. కుసుమను యిచ్చి తెనాలిలో స్వగృహమందు వివాహం జరిపించినారు. రాత్రి జయాబృందంచే భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేయబడినది.



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ పెదపూడి రత్తయ్య, ఏలూరు	10—00
శ్రీ సామర్ల హరిచంద్రుడు, ఏలూరు	5—00
శ్రీ యస్. రామకృష్ణ చౌదరి, మండపేట	5—00
శ్రీమతి మొవ్వా హనుమాయమ్మ, తెనాల	5—00
శ్రీ పి. పత్తిరాజు, కాకినాడ	5—00
శ్రీమతి కొమరగిరి చిన్నమ్మ, ఆడవులదీవి	5—00

రూ. 3—00 లు విరాళ మిచ్చినవారు :—లక్కింసెట్టి పల్లేశ్వరరావు, చందు లక్ష్మీనర్సయ్య, పిడకుడిటి సీతారామచంద్రమూర్తి, కె. యస్. రెడ్డి.

రూ. 2—00 లు విరాళ మిచ్చినవారు :—శొస్త్రులు, నడిగెట్ల నారాయణమ్మ, కీర్తిశేషులు గంగి సన్యాసమ్మ, శ్రీ యామర్తి రామారావు, యం. సత్యనారాయణ, కవిపురపు సూర్యభాస్కరరావు.

రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు :—ఉల్లి నాగరత్తయ్య, రాళ్ళపల్లి నర్సయ్య, శొనపురి నమశివయ్య, కౌసర అప్పయ్య, జనపనరెడ్డి, గేదెల ధర్మారావు, యం. ఎ. బాబా.

మండలి గురునాథరావు 0—75, ఒక భక్తుడు 2—15, బొండా సంజీవరావు 1—04, టంకల సత్యం 0—50.

నిన్నటివరకు వసూలయిన

మొత్తం 1,41,504—85

వెరశి 1,41,575—29

కలకంఠి కన్నీరిడిన...

ఖమ్మం, ఫిబ్రవరి 19:—

ఇంట్లో స్త్రీ కంట కన్నీరు పెట్టినా, పెద్ద వ్యవసాయంలో కన్నీరు గార్చినా, విద్యార్థికంట తడిబెట్టినా అయిల్లు, ఆ వ్యవసాయం, ఆచదువు వృద్ధికి రావంటారని ఆర్థికమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి మొన్న ఖమ్మంజిల్లా విద్యార్థి సంఘ మహాసభకు అధ్యక్షత వహిస్తూ తెలియజేశారు.

నిడదవోలులో ఆంధ్రమంత్రులకు స్వాగతం

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

నిడదవోలు, ఫిబ్రవరి 14:—

శ్రీకాకుళంనుండి విజయవాడమీదుగా కలకత్తా వెళ్ళుతున్న ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య, పబ్లిక్‌వర్క్సు శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగార్లకు నిడదవోలు రైలు స్టేషనులో పురప్రముఖులు శ్రీ కాళిపట్నపు కొండయ్యగారు, నిడదవోలు పంచాయితీ అధ్యక్షులు శ్రీ భూపతివెంకట్రాజు, మండలకాంగ్రెసు అధ్యక్ష కార్యదర్శులు శ్రీ చెన్నాపురపు భాస్కరరావు, శ్రీసీలం వీర్రాజు, ఎర్రకాల్వ విరోధకసంఘంవారు, పశ్చిమ గోదావరిజిల్లా గీతపనివారి అభివృద్ధి సంఘాధ్యక్షులు శ్రీ వీరవల్లి కృష్ణమూర్తి, తదితర సభ్యులు, నిడదవోల్లు ప్రజలు ఘనస్వాగతమిచ్చి, పూలమాలాలంకృతులను చేశారు.

ఆర్థికమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నిడదవోలుమీదగా హైదరాబాదు వెడుతున్న సందర్భంలో, నిడదవోలు మండల కాంగ్రెసు అధ్యక్షకార్యదర్శులు శ్రీ చెన్నాపురపు భాస్కరరావు, సీలం వీర్రాజుగార్లు, తదితర సభ్యులు, పంచాయితీ అధ్యక్షులు శ్రీ భూపతి వెంకట్రాజు మంత్రిగారిలిని పూలమాలాలంకృతులను జేసి స్వాగతమిచ్చారు.

తాడికొండ సమితి బడ్జెట్ వ్యవహారం

ప్రభుత్వ నోటీసు : సమితి సంజాయిషీ

(మన విలేఖరి)

తాడికొండ, ఫిబ్రవరి 19:—

తాడికొండ పంచాయితీ సమితి 1960—61 బడ్జెట్ ఆమోదానికి 1960 జూన్ 29 న సమావేశం జరిపింది. తిరిగి అక్టోబరు 24 న రెండవ సమావేశం గూడా జరిపింది. ఈరెండు సమావేశాలలో గూడా, బడ్జెట్ త్రోసివేయబడినట్లు ప్రభుత్వ దృష్టికి తేబడింది.

ఈ పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం 1961 జనవరి 5 తేదీగల ఒక నోటీసును, సమితికి పంపుతూ, సమితుల చట్టంలోని, 30 (1) సెక్షను ప్రకారం సమితులకు గల, అధికారాలను మించి, సమితి వ్యవహరించినట్లు, ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొనబడింది. ఈసందర్భంగా చట్టంలోని, 72 (1) సెక్షను ప్రకారం పై పేర్కొన్నిన, రెండు సమావేశాలలో బడ్జెట్టును త్రోసివేస్తూ చేసిన, తీర్మానాలను తగువిధంగా ఎందుకు సవరించరాదో నోటీసు అందిన 30 రోజులలోగా తెలియజేయాలని సమితిని ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణీత గడువులోగా, సమితి నుంచి, సంజాయిషీ చేరని పక్షంలో, శాసనరీత్యా తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. అని కూడా ప్రభుత్వం పేర్కొన్నది.

ఈ నోటీసును, పరిశీలించుటకు, సమితి సమావేశాన్ని అధ్యక్షులు, శ్రీ గోగినేని కనకయ్య, జనవరి 30న ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి హాజరైన సభ్యులలో, అధిక సంఖ్యాకులు ప్రభుత్వ సూచనకు, తమ వ్యతిరేకతను, తెలియపర్చినట్లు దానిని, మినిట్సు బుక్కులో నమోదు చేసినట్లును తెలియజేయబడింది. ఈ నోటీసు సంజాయిషీని ప్రభుత్వానికి, సమితి అధ్యక్షులు, పంపినట్లు తెలియజేశారు.

కోనూరుకు ఆర్థికమంత్రి ఆగమనం

కొనూర్, ఫిబ్రవరి 13:—

ఆర్థికశాఖామంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నతపాఠశాల భవనానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్తు అధ్యక్షులు శ్రీ బెండి కూర్మన్న అధ్యక్షత వహించారు.

జాతీయ గీతాన్ని శ్రీ పి. భామారావుపాడారు. నాన్ బ్లాక్ సమితి అధ్యక్షుడు శ్రీ అప్పల నరసింహరాజు వినతిపత్రం సమర్పించారు. సన్మానపత్రాన్ని ఉపాధ్యాయ బృందం తరుపున శ్రీ రాపాక అప్పారావు సమర్పించారు.

శ్రీ యుతులు బి. ఏ. రజ, ఎమ్. సత్యనారాయణరాజు, పెద్దింటి రామస్వామినాయుడు, తమ్మినేని పాపారావు, కొత్తపల్లి పున్నయ్యప్రసంగించారు.

శ్రీ అప్పలనరసింహరాజు వందన సమర్పణతో సభముగిసింది.

జూదపు చట్టాలను సమన్వయించే బిల్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 :—

జూదమాడేవారిని శిక్షించడానికి నిర్దేశించబడిన చట్టాలను సమన్వయించేబిల్లు గెజిట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రాంతంలో ఒక చట్టం, తెలంగాణ ప్రాంతంలో మరొక చట్టం యిప్పుడు అమలులో ఉన్నాయి. ఈ రెండు చట్టాలను సమన్వయించి, కొత్తబిల్లును తయారుచేశారు. జూదమాడటం రాష్ట్రంలో చెప్పుకోతగినంతగా పెరిగింది కనుక, శిక్ష తీవ్రతరం చేయడానికి కూడ ఈ బిల్లు నిర్దేశింపబడింది. ప్రస్తుతం అమలులోనున్న చట్టాలలో నిర్ణయించిన శిక్ష సరిపోదనుకున్నారు. సాధారణ జూదపుశాలలో జూదమాడుతున్న, లేక ఉన్న వ్యక్తులకు ఒక నెల ఖైదుశిక్ష, రు. 200 జరిమానా విధించవచ్చు.

కోర్టుఫీజు చట్టం తెలంగాణాకు వర్తింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 16:—

1956 ఆంధ్రా కోర్టు ఫీజు, సూట్స్ వాల్యుయేషన్ చట్టాన్ని 1958 ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణా ప్రాంతానికి వర్తింపజేస్తున్నారు. ఆతేదీనుంచి హైదరాబాద్ సూట్స్ వాల్యుయేషన్ చట్టం, హైదరాబాద్ కోర్టు ఫీజు చట్టం రద్దయాయి.

1958 డిశంబరు 1 నుంచి కొత్త స్టాంపులు అన్ని జిల్లా, సబ్ ట్రెజరీలలో, లైసెన్సు పొందిన అందరి స్టాంపు వెండర్లవద్ద, అమ్ముతున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కొత్త స్టాంపులతో పాటు పాత ఉస్మానియా సిక్కా స్టాంపులు కూడా ఆమోదిస్తున్నారు. కాని పాత స్టాంపులు ఇప్పుడు తీసివేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఫారెస్టురేంజి ఆఫీసర్లు

తాలూకా ఉద్యోగుల హోదా ఇవ్వాలని విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 19:—

ఫారెస్టు రేంజి ఆఫీసర్లు ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన చేశారు. తాలూకాలో ఇలాంటి బాధ్యతలు నిర్వహించే ఇతర తాలూకా ఉద్యోగుల హోదా తమకు కూడా కలుగజేయాలని ప్రభుత్వాన్ని అర్థించారు. వారికి వచ్చే జీతభత్యాలు తక్కువ అనీ, గెజిటెడ్ ఆఫీసర్లు అయే అవకాశాలు కూడా తక్కువ అనీ, ఇతరతాలూకా ఆఫీసర్ స్కేలు తమకు ఇవ్వాలని విజ్ఞాపన పత్రంలో ఉదహరించారు.

ఆంధ్రప్రదేశ్ మోటారు యూనియన్సు కాంగ్రెసు సభలు

విజయవాడ, ఫిబ్రవరి 19:—

ఆంధ్రప్రదేశ్ మోటార్ యూనియన్సు కాంగ్రెసు 12వ మహాసభ కాకినాడలో ఫిబ్రవరి 26న జరుగును. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మాత్యులు డాక్టరు ఎస్. బి. పి. పట్టాభిరామారావు అధ్యక్షత వహిస్తారు.

శ్రీ కుందన్‌లాల్ మహా సభ ప్రారంభిస్తారు.

విశాఖలో పొదుపు ఉద్యమ ప్రచారం

విశాఖపట్టణం, ఫిబ్రవరి 16:—

పట్టణపొదుపు ఉద్యమ సలహాసంఘం ఇతర ఏజంటు సంస్థలూ ఏర్పాటుచేసిన పొదుపు ఉద్యమ పక్షం జిల్లా పరిషత్తు అధ్యక్షులు శ్రీ సాగి సూర్యనారాయణరాజు ఫిబ్రవరి 11న ప్రారంభోత్సవం చేశారు.

జిల్లా కలెక్టరు శ్రీ బి. ఆర్. కే. శాస్త్రి అధ్యక్షత వహించారు. ఆయన తన ప్రసంగంలో చిన్నమొత్తాల పొదుపుకై ఎక్కువ కృషి చేయాలన్నారు. జిల్లా పరిషత్తు అధ్యక్షులు తమకు వచ్చే గౌరవ భృతిని నేషనల్ సేవింగ్సు సర్టిఫికేట్లకుపెట్టుబడిపెడుతున్నందుకు అభినందించారు. శ్రీ పి. కొండారెడ్డి (అసిస్టెంటు నేషనల్ సేవింగ్సు ఆఫీసరు) ప్రొఫెసర్ బి. సర్వేశ్వరరావు, కుమారి ఎస్. కామేశ్వరి, ప్రభృతులు ప్రసంగించారు. సాంస్కృతిక ప్రదర్శన, బుర్రకథ జరిగింది.

జిల్లా ఆర్గనైజరు శ్రీ ఎం. వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.

ఏలూరు డ్రెయినేజీస్కీమ్

హైదరాబాద్, ఫిబ్రవరి 18 :—

ఏలూరు డ్రెయినేజీ స్కీము అమలుకు ప్రారంభదశలో రు 1,22,440 లు అప్పు ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలూరు పురపాలక సంఘం అర్థించింది.

మునిసిపాలిటీ నూతన భవనాలు

భీమవరంలో మాజీ మంత్రి శ్రీ సుబ్బారెడ్డిచే ప్రారంభోత్సవం

(మన విలేఖరి)

భీమవరం, ఫిబ్రవరి 19:—

మాజీమంత్రి శ్రీ ఆనెం చెంచు సుబ్బారెడ్డి భీమవరం పురపాలక సంఘంయొక్క నూతన భవనాలకు ఈనెల 17 న ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనాల నిర్మాణం ఖర్చు 41 వేల రూపాయలు. ప్రారంభంలో శ్రీ సుబ్బారెడ్డి గారికి మునిసిపల్ చైర్మన్ శ్రీ నాచు వెంకటరామయ్య కమిషనర్ శ్రీ ఇ. సుబ్బరాజుగార్లు స్వాగతం చెప్పారు.

శ్రీ సుబ్బారెడ్డి తన ప్రసంగంలో భీమవరం మునిసిపాలిటీ సాధించిన ప్రజా సౌకర్యములను, పనులను ప్రశంసించి ఆదాయం పెంచు కోవలసిందిగా కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వంనుంచి ఏలాంటి సహాయం గ్రామీణ సౌకర్యములకు లభించడానికి వీలు లేదనీ, అప్పులు మొదలయినవి కూడా ఇవ్వడం కష్టమనీ హైకోర్టు ఇచ్చిన తీర్పువల్ల ఇండ్లపన్నులు 1944 లో ఆయింటికి వచ్చే అద్దెవిలువపై ఆధారపడి నిర్ణయించాలనీ, అలా అయితే చాలామున్సిపాలిటీలు దివాలా తీసిపోగలవనీ అన్నారు.

పట్టణాల అభివృద్ధికై ఈ చట్టాన్ని సవరించడానికి కౌన్సిలర్లు ప్రజలు ఆందోళన చేసి చట్టాన్ని సవరించుకోవాలని కూడా శ్రీ సుబ్బారెడ్డి అన్నారు.

శ్రీ జూపూడి సూర్యనారాయణ అభినందనలు తెలిపారు.

విశాఖలో శీతల గిడ్డంగి

ఆరులక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు

విశాఖపట్నం, ఫిబ్రవరి 19—

ఆరు లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించబడిన శీతల గిడ్డంగి మంచుగడ్డలఫ్యాక్టరీకి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, పశురక్షణశాఖల మంత్రి శ్రీ ఎం. పళ్ళంరాజు గత గురువారంనాడు ప్రారంభోత్సవం చేశారు.

ఆయన అక్కడ మాట్లాడుతూ, మత్స్యశాఖాధికారులు వారి శాఖలకు సంబంధించిన కార్యకలాపాలలోని నిపుణులు కావాలని ఉద్బోధించారు.

ఫిషరీస్ డైరెక్టరు శ్రీ వి. జాన్ మంత్రిగార్కి స్వాగతం చెప్పారు. టి. సి. ఎం. సంస్థ మూడులక్షల ఖరీదుచేసే ప్లాంటును ఇచ్చిందనీ, డిపార్టుమెంటు మరో 3 లక్షలతో భవనం నిర్మించిందనీ చెప్పారు.

ఈ ప్లాంటు 20 టన్నుల మంచుగడ్డను రోజుకు ఉత్పత్తి చేస్తుంది. 50 టన్నుల మంచుగడ్డ 350 టన్నుల చేపలూ దాచే సదుపాయం యిక్కడ వుంది. ఈ ఫ్యాక్టరీకి అవసరమయిన మరొక యూనిట్‌ను నిర్మించుటకు 52 వేల రూపాయలను రాష్ట్రప్రభుత్వం మంజూరుచేసింది. ఈ యూనిట్ త్వరలో ప్రారంభించబడుతుంది.

మొగల్తూరు రాజా మరణం

పాలకొల్లు, ఫిబ్రవరి 18 :—

మొగల్తూరుకోట రాజా శ్రీ రాజా కలిదిండి కుమారలక్ష్మీనరసింహరాజాబహదూర్ (దత్తుడు) పర్వదినమయిన శివరాత్రి రోజున మరణించారు.

వీరు మొగల్తూరు పంచాయతీబోర్డు అధ్యక్షులు. జిల్లాబోర్డు మెంబరుగాను తాలూకాబోర్డు ఉపాధ్యక్షులుగాను భూమితనఖాబ్యాంకి అధ్యక్షులుగాను వ్యవహరించి నారు. కొన్ని గ్రంథములు కూడా రచించారు. వారు పెక్కు దానధర్మములు చేశారు. శైవభక్తులు.

వీరి మరణానికి బట్టలవర్తకసంఘంవారు సానుభూతి తెలియజేశారు.

ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, భార్య ఉన్నారు. (మ. వి.)

నగరంలో దొంగతనాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 :—

ఆసఫ్‌నగర్ ప్రాంతంలో క్రిందటి బుధవారం రాత్రి రు. 1300 ల విలువ గల బంగారు, వెండి నగలు దొంగిలింపబడ్డాయి.

ఆ రాత్రే సలత్‌నూమా ప్రాంతంలో రు. 748 ల విలువగల నగలు, రొఖం సత్తెమ్మ దుకాణంలో పోయాయి.

మొన్నరాత్రి నగర్‌ఖానా ప్రాంతములో తారాచంద్ దుకాణంలో దాదాపు రు. 700 ల విలువగల వస్తువులు పోయాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా పరిషత్తు బడ్జెటు వ్యవహారం

శ్రీ కాకాని వెంకటరత్నం ప్రకటన

విజయవాడ, ఫిబ్రవరి 20:—

కృష్ణాజిల్లా పరిషత్తు బడ్జెటు అంచనాలను విమర్శిస్తూ శ్రీ కాకాని వెంకటరత్నం, ఎం. యల్.ఏ. నేడు ఒక పత్రికా ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఆయన ఇలా అన్నారు:

"1961—1962 కృష్ణాజిల్లా పరిషత్తు సమావేశమును గురించి పత్రికలలో ప్రచురించిన వార్తలపై పూర్తి వివరాలు తెలియజేయుట అవశ్యమైనందున, ఈక్రింది సమాచారము ప్రజల దృష్టికి తెస్తున్నాను.

"ఈనెల 15, 16 తేదీలలో 61—62 సంవత్సరం బడ్జెటు జిల్లాపరిషత్తు సమావేశములో ప్రవేశపెట్టారు. ఈసంవత్సరపు బడ్జెటు అనేక అవకతవకలతో, పక్షపాతముతో తయారు చేసినారని నేను తీవ్రముగా విమర్శించిన మాట యథార్థము. నావలెనే మరికొందరు సభ్యులు, పంచాయితీ సమితి అధ్యక్షులు కూడా విమర్శించారు. జిల్లాపరిషత్ కార్యదర్శి డిప్యూటీ కార్యదర్శి అవలంబించుచున్న పరిపాలనా నిర్వహణ పద్ధతులను గూర్చి కూడా చాలామంది విమర్శిస్తూ మాట్లాడారు. కృష్ణాజిల్లాలో ఏనిమిది నాన్ బ్లాకులు వున్నవి. అందులో జగ్గయ్యపేట వలెనే వెనుకబడిన గొల్లపూడి నాన్ బ్లాకులో కొన్ని గ్రామాలకు మట్టి రోడ్లు కూడా లేవు. అలాంటి గ్రామాలకు యీ బడ్జెటులో ఒక రూపాయి అయినను కేటాయించక, జగ్గయ్యపేట నాన్ బ్లాకునకు రు 3,80,000— (మూడు లక్షల యెనభై వేల రూపాయలు) కేటాయించుట, కొన్ని చోట్ల ఒకే గ్రామమునకు రెండు, మూడు వైపుల నుంచి క్రొత్తగా రోడ్లువేయుట, చాలచోట్ల పేరలల్ రోడ్లువేయుట కొన్ని గ్రామములకు మట్టిరోడ్లు, కంకర ఒకేసారి వేయుటకు యీ బడ్జెటులో చూపుట జరిగిన వానిని గురించి విమర్శించాను. జగ్గయ్యపేట నాన్ బ్లాకులోవున్న ఒక గ్రామానికి పంచాయితీ వున్నప్పటికి గ్రామములో బజార్లు వంతెన దగ్గర నుంచి మట్టి, మెటల్ రోడ్లను ఒకేసారి వేయుటకు యీ బడ్జెట్టులోనే రు 68,000 అరువై ఎనిమిది వేల రూపాయలు) చూపబడుట జరిగింది. అంతేకాక గత సంవత్సరం రైల్వే సెస్సు నుంచి ఎలాటుమెంటు చూపబడిన హైస్కూలు బిల్డింగు మొదలైనవి యీ బడ్జెటులో అనేకము వదిలివేశారు.

మిగతా నాన్ బ్లాకులకు చూపించబడిన మొత్తములు వెయ్యిరూపాయలు, రెండు వేల రూపాయలు, చూపుట కళ్లనీళ్లు తుడుచుటకే. ఇటీవల పదునైదువేల రూపాయల విలువగల అంచనాలు ఆమోదించి పనులకు టెండర్లు పిలిచి ప్రస్తుత బడ్జెటులో వెయ్యిరూపాయలు చూపుట పనుల నిర్వహణకు కాదనేది స్పష్టముగా గోచరించుచున్నది. ఇలాంటి అన్యాయమును ఖండించుచు తక్షణము సవరించవలసిన ఆవశ్యకత వున్నదని హెచ్చరించాను.

మూడుగంటల తదనంతరము నేను మాట్లాడిన విషయములు క్లుప్తముగా వ్రాసి చదివి అప్పుడు సమావేశమునకు అధ్యక్షత వహించిన వైస్ చైర్మన్‌గార్కి యిచ్చితిని.

ఆదే సమావేశములో వున్న తోటి సభ్యులు, జిల్లా కలెక్టరు గారు, జిల్లాపరిషత్ చైర్మన్ గారు వచ్చిన తరువాత పునరాలోచించుదామని చెప్పినందున నా ఆక్షేపణ పత్రమును తిరిగి తీసుకొంటిని. తరువాత జరిగిన చర్చలలో బడ్జెటు సమావేశము వాయిదాపడిన వుండే యిబ్బందుల వలన, 16వ తేదీ 3 గంటలకు తిరిగి సమావేశము జరిగినది.

16 వ తేదీ సమావేశములో ఆలోచించుతామని మాత్రమే చైర్మన్‌గారు అన్న మాటలు తప్ప పునరాలోచించుట జరగనందున 15వ తేదీన జరిగిన షుగర్ కేన్ రోడ్ల ఉదంతాన్ని బట్టి నాకు ఎలాంటి సంతృప్తి కలుగలేదు. చైర్మన్ గారికి సంబంధించిన చల్లపల్లి నాన్ బ్లాకు షుగర్‌కేన్ సెస్సునుండి రోడ్ల నిర్మాణానికి రు. 12,45,000—లు (పన్నెండు లక్షల నలుబై అయిదు వేలు) శాంక్షను చేయించి ప్రభుత్వ ఆర్డర్ల కొరకు ఎదురు చూచుట నాలుగు రెట్లు ఎక్కువ చెరుకు పండించు పువ్వుయ్యారు షుగర్‌కేన్ ఏరియాకు 1,00,00— (ఒక లక్ష రూపాయలు చిల్లర చూపించుట 15వ తేదీ ఉదయము జరిగిన సమావేశములో చైర్మన్‌గారు తృప్తికరమైన సమాధానము చెప్పకుండుట జరిగింది. అంతేకాకుండా నాన్ బ్లాకు చల్లపల్లి ఏరియాకు అయిదు లక్షలు అరవై అయిదువేల అయిదువందల రూపాయలు యీ బడ్జెట్‌లో చైర్మన్‌గారు కేటాయించుకొనుట జరిగింది. అంతే కాకుండా ఒకే రోడ్డు క్రొత్తగా కంకరవేయుటకు మూడు లక్షల అరువై అయిదువేల రూపాయలు గవర్నమెంటు గ్రాంటు, జనరల్ ఫండునుంచి తీసి బడ్జెట్‌లో డబ్బు చూపుట జరిగిన తరువాత ఏవిధముగా యీ బడ్జెట్ సక్రమమైనదని అంగీకరించుటలో నాకు బోధపడుటలేదు. బడ్జెట్‌ను త్రోసి పుచ్చవలయునని నాఅభిమతము కాదని బహిరంగముగా 15, 16 తేదీల సమావేశములలో ప్రకటించాను.

"బడ్జెట్ అవక తవకలను సవరించకుండా అంగీకరించుటకు కండ్లకు కనుపించుచున్న తప్పులను ఒప్పులుగా అంగీకరించమనుట, ఆత్మవంచనయే కాగలదని, చెప్పి సభనుంచి బయటకు వచ్చితిని.

సభలో యిచ్చిన ప్రకటనను చైర్మన్ గార్కి యిచ్చి, నా అసమ్మతిని నమోదు చేయుమని కోరగా కొందరు సభ్యులు ఆరీతిగా చేయుటకు వీలులేదని రూల్సు ఒప్పుకోవని అభ్యంతరము తెలియ జేశారు. అయితే నా అభ్యంతరములు రికార్డు చేయుమని చైర్మన్ గార్ని నేను అడిగినప్పుడు రికార్డు చేస్తానని సభలో చెప్పినారు. బడ్జెట్టులో కేటాయింపులు నిష్పక్షికంగా లేవని ఋజువు చేయుటకు జగ్గయ్యపేట మూడులక్షల ఎనభై వేలు, చల్లపల్లి నాన్‌బ్లాకుకు చూపించబడ్డ అయిదు లక్షల అరువై అయిదు వేల అయిదువందలు షుగర్ కేన్ రోడ్లకు పన్నెండులక్షల నలుబై అయిదు వేలు నిదర్శనము అని మనవి చేస్తున్నాను".

బ్రహ్మశ్రీ ఏలూరుపూడు సుబ్రహ్మణ్యశాస్త్రులవారి షష్టిపూర్తి సన్మానసభలు మార్చి 4, 5, తేదీలలో తెనాలితాలూకా, హైస్కూలులో జరుగును.

బహుమతి బాండ్లు

మూడవ డ్రా

1-3-61 బుధవారమునాడు మూడవ బహుమతి బాండ్ల డ్రా దిగువ 12 సెంటర్లలో ఒక్కొక్క దానియెదుట తెలిపిన ఆయా సీరీస్ సంబంధించి జరుగును.

సెంటర్	రు. 100/- డెనామినేషన్ సీరీస్	రు. 5/- డెనామినేషన్ సీరీస్
బొంబాయి	E, H and V	AC, AH and AU
కలకత్తా	J, M and Q	AD, AJ and AR
న్యూఢిల్లీ	C and N	AG and AQ
మద్రాసు	B, D and L	AP, AS and AT
బెంగుళూరు	U	AN
నాగపూరు	F	AF
హైదరాబాద్	G	AE
లక్నో	A	AK
పాట్నా	—	AB
అహమ్మదాబాద్	K	AM
జైపూర్	—	AA
త్రివేండ్రం	—	AL

డ్రా బహిరంగముగా జరుగును. అందరు వచ్చి చూడవచ్చును. ఒక్కొక్క సెంటరులో డ్రా జరుగు పొట్టు తరువాత తెలియజేయబడును.

డ్రా జరిగిన వెంటనే ఫలితములు పత్రికలలో ప్రకటింపబడును.

ఒక్కొక్క అమ్మకం ఆఫీసులో, బహుమతులు గెలిచిన నంబర్ల మొత్తం జాబితా ప్రదర్శించుటకు ఏర్పాట్లు చేయబడును. కాపీలు అమ్మకమునకుగూడ ఈ ఆఫీసులవద్ద ఒక్కొక్కటి 6 న.పై. లకు లభించును.

జాతీయ పొదుపు ఉద్యమం

DA-60/691

పరిశ్రమలోవలే వ్యవసాయమునకు కూడ బీక్కో మోటార్లు

BIECCO

పొదుపైన మరియు నమ్మకమైన యంత్ర శక్తిని యిస్తాయి

స్క్విరల్ కేజ్ మోటార్లు:
స్క్రీన్-ప్రొటెక్టెడ్ మరియు
డ్రిప్-ప్రూఫ్ 40 హెచ్.పి. వరకు
పూర్తిగా మూయబడినవి
25 హెచ్.పి. వరకు

స్లిప్‌రింగ్ మోటార్లు:
స్క్రీన్-ప్రొటెక్టెడ్
80 హెచ్.పి. వరకు



భారతదేశములో తయారుచేయువారు ది బ్రిటిష్ ఇండియా ఎలెక్ట్రిక్ కన్‌స్ట్రక్షన్ కో. లిమిటెడ్, కలకత్తా

VOLTAS ఏకైక డిస్ట్రిబ్యూటర్లు వోల్టాస్ లిమిటెడ్

అధికారం పొందిన డీలర్లు : ఆటో డీసెల్ వర్క్సు, తాడేపల్లిగూడెం; భారత్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; భాస్కర్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; చౌదరి ట్రేడర్సు, రామచంద్రపురం; హిందూస్తాన్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; జూపిటర్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; కనకదుర్గ మిల్‌స్టోర్సు, విజయవాడ; కిసాన్ యింజనీరింగ్ కంపెనీ, ఏలూరు; కుసుమహరనాథ్ యింజనీరింగ్ కంపెనీ, విజయవాడ; లక్ష్మీ యింజనీరింగ్ కంపెనీ, రాజమండ్రి; రాజా యింజనీరింగ్ కంపెనీ, రాజమండ్రి; టి. వి. కే. బ్రదర్సు, నరసన్నపేట, శ్రీకాకుళంజిల్లా; గాంధీ మిల్ స్టోర్సు, విజయనగరం.

కయిరోలో అమెరికా రాయబార ఉద్యోగి అరెస్టు

చట్టవ్యతిరేకంగా కరపత్రాలు పంచిపెట్టాడనే నేరంపై

కెయిరో, ఫిబ్రవరి 19:— చట్ట వ్యతిరేకంగా, రాజకీయ కరపత్రాలను పంచిపెట్టాడనే నేరంపై ఐక్య అరబ్ రిపబ్లిక్ అధికారులు, అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఒక ఉద్యోగిని నిన్న అరెస్టుచేసి 10 గంటలకు పైగా నిర్బంధంలో ఉంచారని అమెరికా రాయబార కార్యాలయంవారు తెలుపుతున్నారు.

ఈ కరపత్రాలలో కాంగోపై సామ్రాజ్యవాదుల అభిప్రాయాలు ఉన్నవని, శ్రీ లుముంబాను సమర్థించే దేశాలపై విమర్శ ఉన్నదని, ఐక్య అరబ్ రిపబ్లిక్ అధికారులు ఆరోపించారు.

సమితిలో అమెరికా ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ ఉపన్యాసంలోని కొంతభాగం కూడా ఈకరపత్రంలో పేర్కొనబడినట్లు తెలుస్తున్నది.

డీన్‌రస్క్‌పై కయిరో పత్రికల ఆరోపణ

అమెరికా విదేశాంగ మంత్రి శ్రీ డీన్‌రస్క్, సెనేటు విదేశాంగవ్యవహారం కమిటీలో ఒక ప్రకటన చేస్తూ కాంగోపై కయిరో, మాస్కో విధానాలను విమర్శించారని, కయిరో పత్రికలు నేడు అమెరికాపై తీవ్రమైన వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి.

'లావోస్ తటస్థ రాజ్యమని అందరకు నచ్చచెప్పాలి'

విదేశాలజోక్యంఅరికట్టుటకుప్రపంచరాజ్యాలు చర్యలు తీసికోవాలని లావోస్‌రాజు విజ్ఞప్తి

వియంటియేన్, ఫిబ్రవరి 19 :— లావోస్ నిజంగా తటస్థరాజ్యమని, ఏదేశంయొక్క శాంతికి భంగకరంగా ప్రవర్తించదని, ప్రపంచ రాజ్యాలను విశ్వసించునట్లు చేయవలసిన అవసరం కలదని లావోస్‌రాజు సావంగ్‌వర్ధన నేడు ప్రకటించారు.

విదేశాలనుండి ప్రత్యక్ష, పరోక్ష దురాక్రమణంకు లావోస్‌లోను కాకుండా ప్రపంచరాజ్యాలు తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం కలదని లావోస్‌రాజు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

విదేశాలజోక్యాన్ని అరికట్టినప్పుడే లావోస్ స్వాతంత్ర్య ప్రతిపత్తి, తటస్థ విధానానికితగిన రక్షణ కలిగి, ప్రపంచశాంతి స్థాపనకు తోడ్పడగలదని ఆయన విశదంచేశారు.

లావోస్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించడానికి ఇరుగు పొరుగు తటస్థదేశాలు తోడ్పడాలని తన ప్రభుత్వం విజ్ఞప్తి చేయగలదని లావోస్ రాజు పేర్కొన్నారు.

ఏవ్రో 748 విమానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:— అత్యంత ఆధునికమైన పద్ధతులలో నిర్మించబడిన ప్రప్రథమ భారతీయ ఏవ్రో748విమానం కొద్దినెలలలోనే కాన్పూరులోని విమానాల ఉత్పత్తి కర్మాగారంనుంచి వెలువడగలదని తెలుస్తున్నది. ఈ సంవత్సరాంతానికల్లా రోల్స్ రాయిస్ డార్ట్ ఇంజన్లు అమర్చబడిన మూడు విమానాలు సిద్ధం కాగలవు. వీటిలో 40 మంది ప్రయాణికులకు చోటువుంటుంది.

ఫిబ్రవరి 19వతేదీన హైద్రాబాద్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సైకిలింగ్ పోటీలలో 50 మైళ్లు 2 గం. 34 ని. 4సెకండ్ల టైములో ప్రప్రథముడుగా వచ్చిన కృష్ణాజిల్లా కంకిపాడు వాస్తవ్యులు శ్రీ మేడంరావు నారాయణరావు ది 15-3-61 వ తేదీన కలకత్తాలో జరగబోయే ఆల్ ఇండియా సైకిలింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొనబోతున్నారు.

లుముంబా హత్యపట్ల బ్రిటిష్ ప్రజల తీవ్ర నిరసన

బెల్జియన్ రాయబార కార్యాలయం ముందు ప్రదర్శనలలో సంఘర్షణలు

లండన్, ఫిబ్రవరి 19:— ఇవాళ, ఇక్కడ బెల్జియన్ రాయబార కార్యాలయంముందు, లుముంబా హత్యపట్ల నిరసన తెలుపుతూ ప్రదర్శనలు జరిపిన 5000 మంది బ్రిటిష్ పౌరులకు, పోలీసులకు తీవ్రమైన సంఘర్షణలు జరిగినవి.

ఆ తరువాత ప్రదర్శకులు 'ట్రఫాల్గర్ స్క్వేర్'లో బ్రహ్మాండమైన బహిరంగసభ జరిపి, లుముంబా మరణంపట్ల సానుభూతి, సంతాపాలను తెలుపుతూ తీర్మానించారు.

5000 మంది బ్రిటిష్ ప్రదర్శకులు పోలీసు కావలా దళాలను ఛేదించుకుని బెల్జియన్ రాయబార కార్యాలయంపైకి త్రోసుకుని వెళ్ళడానికి యత్నించగా పై సంఘర్షణలు జరిగాయి.

అశ్వారూఢులైన పోలీసులను సంఘర్షణలు జరిగిన స్థలానికి రప్పించవలసి వచ్చింది.

అశ్వారూఢులైన పోలీసులు సంఘర్షణలు జరుగుతున్న స్థలానికి అతివేగంగా గుర్రాలను పరుగెత్తిస్తూ వస్తూ ఉండగా జనసందోహం చిందరవందరై, భయభీతులైన స్త్రీలు కెవ్వున కేకలు వేశారు.

లేబర్ సభ్యుడు శ్రీ ఫెన్నర్ బ్రాక్వే ఒక నిరసన పత్రాన్ని బెల్జియన్ కార్యాలయోద్యోగులకు అందజేశారు.

ప్రదర్శకులు పోలీసు కావలాదళాల ప్రక్కగా పూరేగింపు సాగిస్తూ వెళ్ళి పిడికిళ్ళు చూపుతూ 'హంతకులు నశించాలి' అని నినాదాలు చేశారు.

శ్రీ బ్రాక్వే 'ట్రఫాల్గర్ స్క్వేర్'లో జరిగిన బహిరంగసభలో ఉపన్యసిస్తూ వలస విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.

'లుముంబా హత్య మహా ఘోరం'

సోవియట్ ప్రెసిడెంట్ బ్రెజ్నేవ్ ఖండన

అక్రా, ఫిబ్రవరి 19:— ఘనా ప్రెసిడెంటు ఎన్‌క్రుమా ఏర్పాటు చేసిన విందులో సోవియట్ ప్రెసిడెంటు బ్రెజ్నేవ్ ప్రసంగిస్తూ "ఆఫ్రికాను తమ గుప్పిటలోపెట్టుకొందుకు సామ్రాజ్యవాదులు చేయని ఘోరమంటూ లేదనీ, ఆసియా ప్రియతమమిత్రుడు లుముంబాను హత్యచేయడం దీనికొకఉదాహరణ" అని వక్కాణించారు.

ప్రెసిడెంటు ఎన్‌క్రుమా మాట్లాడుతూ ఘనా సోవియట్ రష్యాలమధ్య స్నేహసహకార భావాలు దినదిన ప్రవర్ధమాన మవుతున్నవని అన్నారు.

అడినోవర్ కెన్నెడీల సమావేశం

జరిగే అవకాశం కలదట

వాషింగ్టన్, ఫిబ్రవరి 19 :— అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ పశ్చిమ జర్మనీ చాన్సలర్ అడినోవర్— యిద్దరు పరస్పరం ముఖాముఖి చర్చలకు సుముఖంగా ఉన్నారని పశ్చిమ జర్మనీ విదేశాంగమంత్రి బ్రియాంటో ప్రకటించారు. ప్రస్తుతం పశ్చిమ జర్మనీవిదేశాంగమంత్రి బ్రియాంటో వాషింగ్టన్ నగరంలో ఉన్నారు.

అఖిలభారత వార్తాపత్రికల సంపాదకుల సమావేశం

ఫిబ్రవరి 25 వ తేదీన ఢిల్లీలో ప్రధాని నెహ్రూచే ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:— ఫిబ్రవరి 25 వ తేదీన ఇక్కడ ప్రారంభం కానున్న అఖిలభారత వార్తా పత్రికల సంపాదకుల 15 వ వార్షిక సమావేశానికి దేశమంతటినుండి 250 మందికి పైగా సంపాదకులు హాజరు కానున్నారు. ప్రధాని నెహ్రూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు.

ఈ సమావేశంలో సుహృద్భావ ప్రతినిధులుగా పాల్గొనే నిమిత్తం పొరుగుదేశాల పత్రికా సంపాదకులకు కూడా ఆహ్వానాలు పంపబడినవి.

ఈ సమావేశం అంతర్జాతీయ వార్తాపత్రికా ప్రదర్శనం ఒకదాన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్రదర్శనంలో దాదాపు అన్నిదేశాలూ పాల్గొంటాయి. ఫిబ్రవరి 26 వ తేదీన హోమ్‌మంత్రి పండిట్ పంత్ ఈ ప్రదర్శన ప్రారంభోత్సవం జరుపుతారు.

రెండురోజులపాటు జరిగే ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్, ప్రణాళికా సంఘ సభ్యుడు శ్రీ సి. ఎం. త్రివేది కూడా ప్రసంగిస్తారు.

"ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో సంపాదకీయం వహించే పాత్ర"ను గురించి ఒక సదస్సును ఏర్పాటు చేయడం ఈ ఏడాది సమావేశంలో ఒక విశేషం. అగ్రశ్రేణికి చెందిన పత్రికా సంపాదకులు ఈ సదస్సులో పాల్గొంటారు.

'ట్రేడ్ మార్కు' హెచ్చరిక

నోటీసు



ట్రేడ్ మార్కు రిజిష్టర్డు నెం. 191207 రు.

ఇందుకు సంబంధించిన వారెల్లరికీ ఇందుమూలముగా తెలియజేయున దేమనగా, పైన చూపినవిధంగా జి. ఇ. యం. 'ట్రేడ్ మార్కు' 1958 ట్రేడు అండ్ మర్కండైజ్ మార్కు చట్టప్రకారం, యూనియన్ భారత పరంగా, నెం. 191207 రు, నెంబరు క్రింద ట్రేడ్‌మార్కు రిజిస్టరులో పార్టు ఎ, క్లాసు 9 క్రింద మా క్లయింట్లు "మెస్సర్సు గణపతి ఇంజనీరింగ్ మాన్యుఫాక్చరర్సు ప్రైవేట్ లిమిటెడ్, గణపతి పోస్టు, కోయంబత్తూరు" వారిపేరిట, ఎలెక్ట్రిక్ స్విచెస్ అండ్ స్విచ్ గేర్సు విషయంగా రిజిస్టరై ఉన్నది.

పై ట్రేడ్‌మార్కును ఇతరులు ఎవరైనా, భారత యూనియన్‌లో ఎక్కడైనా, పైనచెప్పిన వస్తువుల విషయంలో వాడినా, లేక దీనికి ఆకర్షణీయమైన నకలులు తయారుచేసి వాడినా, మా క్లయింట్లకు సదరు ట్రేడ్‌మార్కు వాడకంపై గల సంపూర్ణ హక్కులకు భంగం కల్గించినవారు కాగలరు కాన, చట్టబద్ధమైన చర్యలకు గురికాగలరు.

అందుచేత ఎల్లరూ దీనికి బద్ధులై వర్తించగలుగుదురుగాక.

పెర్సివల్ బిల్డింగ్సు 10—17 జైలురోడ్డు, కోయంబత్తూరు, 7—1—61.

ఆర్. రామలింగం, బి. ఎ. రిజిస్టర్డు ట్రేడ్‌మార్కు ఏజెంటు. (ప్రొప్రైటర్, బిజినెస్ ప్రొమోటర్).

శ్రీరామాలయ అభివృద్ధి సంఘం

శ్రీ జి. యస్. రాజుచే స్థానికశాఖ ప్రారంభం

విజయవాడ, ఫిబ్రవరి 19 :— భద్రాచల శ్రీరామాలయ అభివృద్ధి సంఘం యొక్క విజయవాడ నగర కార్యాలయానికి కాళేశ్వరరావు మార్కెట్టు మేడమీదగల శ్రీ శిష్ట్లభరతశాస్త్రిగారి ఆఫీసులో నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉపాధ్యక్షులు శ్రీ జి. ఎస్. రాజు ప్రారంభోత్సవం చేశారు.

విజయవాడ పరిశ్రమల వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ బచ్చు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

భద్రాచల శ్రీరామాలయ అభివృద్ధి సంఘ కార్యదర్శి శ్రీ చిలంకుర్తి శ్రీరాములునాయుడు స్వాగతం చెప్తూ భద్రాచలంలో అన్నసత్రం నిర్వహించడం, యాత్రికులకు కావలసిన సౌకర్యాలను చేకూర్చడం మొదలగు సంఘ కార్యక్రమాలను వివరించారు.

శ్రీ జి. ఎస్. రాజు తన ప్రసంగంలో భక్తులు, యాత్రికులు ధర్మసత్రాల నిర్వహణకు యథాశక్తి విరాళాలను ఇవ్వాలన్నారు. ఆలయ అభివృద్ధి సంఘం వారి కృషిని శ్లాఘించి తాముకూడా సహాయం చేయగలమన్నారు.

శ్రీ కొంకిమళ్ల నాగభూషణంరావు ప్రసంగిస్తూ ఇటువంటి సత్కార్యాలలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆయన ఈ సంఘానికి నూరు రూపాయలు విరాళం ఇచ్చారు.

శ్రీ నీలంరాజు వెంకట శేషయ్య ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ తన్ను తాను తరింపజేసుకోవడానికి ప్రయత్నిస్తే లోకం దానంతట అదే తరిస్తుందన్నారు. గాంధీజీకిభగవంతునిపైనఅచంచలవిశ్వాసం కలదనీ, ఆదేఆయనకు ప్రాతిపదిక అనీ మతం లేకుండా రాజకీయాలు లేవన్నారు.

శ్రీ దిగవల్లి శేషగిరిరావు ప్రసంగిస్తూ రామనామప్రభావాన్ని వివరించారు. తర్వాత శ్రీ ప్రభాకర కృష్ణభగవాన్లు దేవాలయాల అభివృద్ధికి దేశంలో కృషి జరగాలన్నారు.

అధ్యక్షులు ప్రసంగిస్తూ వ్రతాలు, వితరణతో నిర్వహింప బడాలనీ, సహృదయంతో నిర్వహించిన ఏ కార్యమైనా జయప్రదం కాగలదనీ అన్నారు.

స్థానికశాఖకు శ్రీ బచ్చు వెంకటేశ్వర్లు అధ్యక్షులు గానూ, శ్రీయుతులు జి. రామానుజరావునాయుడు, బసవా కృష్ణమూర్తిగార్లు ఉపాధ్యక్షులు గానూ, శ్రీ మిన్నికంటి వెంకటేశ్వరరావు కార్యదర్శిగానూ, శ్రీ కొత్తపల్లి రాధాకృష్ణమూర్తి సహాయ కార్యదర్శిగానూ ఎన్నికైనారు. సభ్యులుగా శ్రీయుతులు కొంకిమళ్ల నాగభూషణం బి. విశ్వనాథరావు, ముషి సుబ్రహ్మణ్యశాస్త్రి, డి. యల్. నరసింహారావు, కాకరపర్తి భావనారాయణ, అన్నే సంజీవయ్య, గోళ్ల రామచంద్రరావు, చైనరెడ్డి శ్రీ కృష్ణాజి గంఫి లక్ష్మణస్వామి, డి. ఆర్. ఎస్. పూర్ణచంద్రరావు, కొల్లిపర వ్యాసనారాయణ వప్పిపురాసు వెంకట సుబ్బారావు గార్లు ఎన్నికైనారు.

శ్రీ రామనవమి మహోత్సవాలు

భద్రాద్రి యాత్రికులకు ఆరోగ్యశాఖ హెచ్చరిక

ఖమ్మం, ఫిబ్రవరి 13 :— భద్రాద్రిలో 1961 మార్చిలో జరిగే శ్రీరామనవమీ ఉత్సవాలకు వచ్చే యాత్రికులు కలరా ఇంజక్షన్లు భద్రాద్రికి వచ్చేముందు మూడునెలల లోపుగా తీసుకున్నట్లుగా ధృవపత్రాలను తమవెంట తీసుకురావాలనీ లేకపోతే జిల్లా ఆరోగ్యాధికారిచే ఏర్పాటుచేయబడిన కలరా ఇంజక్షన్ కేంద్రాలవద్ద వారికి ఇంజక్షన్లు ఇస్తారని జిల్లా ఆరోగ్యాధికారి వ్రాస్తున్నారు. కలరా నిరోధక ఇంజక్షన్లు తీసుకోని వారికి ఉత్సవ ప్రదేశానికి అనుమతి వుండదు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 :— దేశంలో వెలువడుతున్న ప్రముఖ ఇంగ్లీషు పత్రికలలో ఒకటైన 'హిందూస్తాన్ స్టాండర్డ్' పత్రిక ప్రచురణను ఢిల్లీనుండి నేటిఅర్ధరాత్రితో నిలిపివేసినట్లు ఆ పత్రిక యజమానులు ప్రకటించారు.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.

శ్రీ ఎస్. కె. పాటిల్

వచ్చేనెలలో అమెరికా ప్రయాణం సంభవమట

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 :— అమెరికాకు ఇండియానుండి పంచదార ఎగుమతుల విషయమై ఒప్పందం కుదుర్చుకొడానికి కేంద్ర ఆహార మంత్రి శ్రీ పాటిల్ వచ్చే నెలలో వాషింగ్టన్ కుబయలుదేరిపోవచ్చని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ప్రతి ఏటా అయిదు లక్షల టన్నుల మేరకు పంచదారని తాము సరఫరా చేయగలమని భారత ప్రభుత్వం అమెరికాకు తెలియజేసింది.

వాషింగ్టన్‌లో ఇంతవరకు ప్రాథమిక సంభాషణలు జరుగుతున్నాయి. భారతీయ పంచదార మిల్లు యజమానుల సంఘం ప్రతినిధులు ఈ చర్చలలో పాల్గొంటున్నారు. పంచదారను ఇండియా నుండి దిగుమతి చేయడానికి అమెరికా కాంగ్రెసు ప్రతినిధులసభ ఆమోదించవలసిఉంది.

తిరువాన్కూర్ మహారాజా చిత్రపటం

త్రివేండ్రం, ఫిబ్రవరి 19 :— కేరళ గవర్నర్ శ్రీ వి. వి. గిరి, నేటి సాయంకాలం ఇచ్చట తిరువాన్కూర్ మహారాజా కీర్తిశేషులు శ్రీ మూలం తిరునాల్ మహారాజా, దివాన్ బహద్దూర్ నాగమయ్యగార్ల చిత్రపటాలను ఆవిష్కరించారు.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 20:—

కాటన్ ఆర్డినరీ—	రు. 149.00
ఇండియన్ ఐరన్—	రు. 25.15
బంగారం (పౌను)	రు. 121.60
వెండి పౌను)—	రు. 206.50
పత్తి ఆగ్రా ఎ.పిక్	560.75
వేరుసెనగ (మే)	209.50
ఆముదాలు (మే)	171 87
లిన్‌సీడ్ (మే)	34.94
ప్రత్తివిత్తులు (మే)	90

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 20:—

సవరన్ (చిల్లర ధర) 8 గ్రాములు	95.00
ఎస్.ఎం.బంగారంరేకి 10 గ్రాములు	123 95
మూసాబంగారంరేకి 10 గ్రాములు	121.25
బార్‌సిల్వర్ రెడీ (కె. జి.)	211.00
చిల్లర 10 గ్రాములు	2.20

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 20:—

వేరుశనగపప్పు	(80 కె. జి. ఎస్. బస్తా
కొరనమాండల్	78—78.25
సినట్లు	75.75—76
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాముల	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారికి	455.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల తప్పా క్యాన్	
ఎం. ఎస్.	45.50
రాజా ఆకో	44.25
వేరుశనగకేక	26.25 నుండి 25.50

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 20:— 74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 25—90
పి. బి. సన్నాలు „	26—50
3 మణుగులబస్తా అక్కుళ్ళ బియ్యం	27—05
పి. బి. సన్నాలు „	60—00
కుసుమ „	57—50

విజయవాడ మార్కెట్ ధరలు

వరాగాణి పెసలు 100 కి. గ్రా. బస్తా

	45—00
(మెట్ట) ఎనలు	50—00
నల్ల పెసలు సీతాలు	44—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	48—00

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 20:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—75
సావరిన్	96—00
వెండి	242—00
మూసా	2.44

వివిధ భారతి

ప్రతీ వారం 66 గంటలసేపు వినోద కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది.

వివిధ భారతి

ప్రతీ నెల శ్రోతల వద్దనుండి 45000 పుత్తరాలను అందుకుంటున్నది.

వివిధ భారతి

యావత్తు భారత దేశంలోను ఆసియా ఆఫ్రికాలలోని కొన్ని దేశాలలోను ప్రజలు ఈ కార్యక్రమాలను వింటున్నారు. ఆనందిస్తున్నారు.

DA 60/693

ఉదయానందం...

క్యాడ్‌బరీ'స్

డ్రింకింగ్ చాక్‌లెట్

ఉదయంగాని, సాయంకాలంగాని, రోజా రుచికరమైన క్యాడ్‌బరీ'స్ "డ్రింకింగ్ చాక్‌లెట్" త్రాగండి. తయారు చేయుట సులభం. త్వరితంగా వడ్డించ వచ్చును.

క్యాడ్‌బరీస్ అంటే శ్రేష్ఠమైనది



Regd. No. A-4

SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY ★

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

808466

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార నియుక్తులయిన ఏజంట్ల ద్వారా ప్రదేశాంతో రు. న.	పోస్టుద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

సంపుటి: 26 సంచిక: 51 ★ విజయవాడ 22-2-1961 బుధవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

సాగరగర్భంలో మహాపర్వతం

కలకత్తా, ఫిబ్రవరి 21:—
ప్రస్తుతం హిందూమహాసముద్రంలో శాస్త్రపరిశోధన జరుపుతున్న రష్యన్ పరిశోధక నౌక 'విట్యాజ్' సింహళానికి ఆగ్నేయ దిశగా సముద్రగర్భంలో ఒక మహాపర్వతం ఇమిడి ఉన్నట్లు కనుగొన్నది. సముద్రాంతర రహస్యాలను గూర్చిన అనేక ప్రధానవిషయాలను ఈ నౌక పరిశోధిస్తున్నది.

ఒరిస్సా కాంగ్రెస్-గణతంత్ర పరిషత్ మంత్రివర్గం రాజీనామా

రాష్ట్ర అసెంబ్లీలో డాక్టర్ హరేకృష్ణ మెహతాబ్ ప్రకటన: నిరవధికంగా శాసనసభ వాయిదా

శ్రీ పంత్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 :—
కేంద్ర హోంమంత్రి పండిట్ పంత్ గత రాత్రినుండి తీవ్రమైన అస్వస్థతతో ఉన్నారు.

నిన్నరాత్రి ఆయన ఆకస్మికంగా జబ్బుపడ్డారు. రాత్రి, నేటి ఉదయంకూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదనీ, ఆయనను పరీక్షించిన వైద్యులు డాక్టర్ పి. సి. ధందా, కల్నల్ ఎం. ఎస్. రావు, డాక్టర్ హెచ్. ఎల్. ఖోస్లా, శ్రీ ఆర్ పి. దేశ్ నేడు ప్రకటించారు.

శ్రీ పంత్ నిన్న పార్లమెంటునుంచి తిరిగివచ్చి నేటి ఉదయం రాజ్యసభలో జరిగే చర్చకు సమాధానాన్ని సిద్ధంచేసుకుంటున్నారు. సమాధానాన్ని వ్రాయనగానికి చదివి వినిపిస్తూవుండగా, ఆకస్మికంగా ఆయనకు అలసట, నిస్సత్తువ, గ్లాని కలిగింది. వెంటనే ఆయన న్యాయశాఖామంత్రికి కబురు పంపి, రాజ్యసభలో తన బదులుగా సమాధానాన్ని చదువవలసిందని ఆయనను కోరారు.

తర్వాత శ్రీ పంత్ తనకు అలసటగా, నిస్సత్తువగా ఉన్నదని, డాక్టర్లకు కబురు పంపారు. డాక్టర్లువచ్చి పరీక్షించారు. ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, ప్రధాని నెహ్రూ రాత్రి శ్రీ పంత్ గృహానికి వచ్చి ఆయనను ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ, ఇతర మంత్రులు, పలువురు ఇతరులు నేటి ఉదయం శ్రీ పంత్‌ను చూడ ఇంటికి విచ్చేశారు.

శ్రీ పంత్ అనారోగ్యం అంత తీవ్రమైనదికాదనీ, ఆయన పరిస్థితి ఆందోళన చెందవలసినంతగా లేదని శ్రీ నెహ్రూ నేటి సాయంకాలం కాంగ్రెసు పార్లమెంటరీపార్టీకి చెప్పినట్లు తెలుస్తున్నది.

శ్రీ పంత్ అస్వస్థత ఏమిటో శ్రీ నెహ్రూ చెప్పలేదుగాని ఆయనను పరిశీలించిన వైద్యుల మాట ఆధారంగానే శ్రీ నెహ్రూ ఈ మాటచెప్పినట్లు భావిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశం సందర్భంగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రష్యన్ ప్రవీణుడుకూడ శ్రీ పంత్‌ను పరీక్షించి, ఆయన తీసుకున్న చికిత్సకు ఆమోదించారని శ్రీ నెహ్రూ చెప్పారు.

శ్రీ పంత్‌ను పరీక్షించినమీదట డాక్టర్ రాయ్ ప్రకటన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్ నేటిరాత్రి ఇక్కడకు వచ్చి శ్రీ పంత్‌ను పరీక్షించారు. శ్రీ పంత్‌కు చికిత్స చేస్తున్న ఇతర డాక్టర్లుకూడా ఉన్నారు.

ఆ తరువాత డాక్టర్ రాయ్ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ పరిస్థితి ఇప్పటికీ ఆందోళన కలిగించేదిగానే ఉన్నదని, అయితే గుండె పరిస్థితి మెరుగైనదని చెప్పారు.

లక్నో, ఫిబ్రవరి 21:—
అస్వస్థతగఉన్న హోంమంత్రి శ్రీ పంత్‌ను పరీక్షించటం కోసం రావలసిందిగా ఢిల్లీనుంచి టెలిఫోనుద్వారా వార్త అందటంచేత లక్నోలోని ఇరువురు ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ భటియా, డాక్టర్. డి. ఎస్. శర్మలు నేటి రాత్రి రైలులో ఢిల్లీ బయలుదేరు తున్నారు.

తాజా వార్తలు
[3వ పేజీలో]

బాబూజీ

వేగాన్ని, దిక్కును మార్చగల ఉపగ్రహాన్ని అమెరికావారు రోదసిలోకి పంపారు: రష్యావారిని తప్పించుకునేందుకా?

21 నెలలుగా సాగిన మిశ్రమ ప్రభుత్వ పాలనకు స్వస్తి

భువనేశ్వర్ ఫిబ్రవరి 21:—
ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గం నేటి మధ్యాహ్నం రాజీనామా చేసింది.

సంవత్సరం తొమ్మిది నెలలపాటు రాష్ట్రంలో పరిపాలన సాగించిన కాంగ్రెసు — గణతంత్ర పరిషత్ మిశ్రమ మంత్రివర్గం రాజీనామాను ముఖ్యమంత్రి డాక్టర్ హరేకృష్ణమెహతాబ్ రాజభవన్‌లో గవర్నరుకు సమర్పించారు.

మంత్రివర్గం రాజీనామా నివ్వడానికి ముఖ్యమంత్రి నిర్ణయించినదృష్ట్యా, స్పీకర్ పండిట్ నీలకంఠదాస్ నేడు రాష్ట్ర శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.

గవర్నర్ ఆమోదం

భువనేశ్వర్, ఫిబ్రవరి 21 :—
ముఖ్యమంత్రి డాక్టర్ హరికృష్ణ మెహతాబ్ సమర్పించిన మిశ్రమ మంత్రివర్గం రాజీనామానును ఒరిస్సా గవర్నర్ శ్రీ వై. ఎన్. సుక్తాంకర్ ఆమోదించారు. అయితే ఆయన ఇతర ఏర్పాట్లు జరిగే వరకు పదవులలో ఉండవలసిందిగా డాక్టర్ మెహతాబ్‌ను, ఆయన సహచరులను కోరారు.

డాక్టర్ మెహతాబ్ గవర్నర్ కోరికకు మంత్రివర్గం తరఫున ఆమోదించారని కూడ నేడు రాజభవన్ నుంచి వెలువడిన ప్రకటన తెలుపుతున్నది.

ఆంధ్ర యూనివర్సిటీ ఛాన్సెలర్ ఉత్తర్వు రద్దు

హైకోర్టు చే

(మన విలేఖరి)

హైదరాబాదు, ఫిబ్రవరి 21:—
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు సెనేట్ సభ్యుడు శ్రీ చేకూరి పిచ్చయ్య, సెనేట్‌కు తన ఎన్నికను ఛాన్సెలర్ రద్దుచేయగా పెట్టుకున్న రిట్ పిటీషన్‌ను ప్రధాన న్యాయమూర్తి శ్రీ పి. చంద్రారెడ్డి, జస్టిస్ చంద్రశేఖరశాస్త్రి ఆమోదించి, ఆ ఉత్తర్వు చెల్లదని ప్రకటించారు.

కృష్ణాజిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గాన్నుంచి ఆంధ్ర విశ్వకళాపరిషత్తు సెనేట్‌కు దరఖాస్తుదారుడు సవ్యంగా ఎన్నికైనట్లు ప్రకటన జరిగింది. సెనేట్ సమావేశాలలో ఒకదానికి ఆయన హాజరుకూడా అయ్యారు. గత సంవత్సరం సెప్టెంబరు 7 వ తేదీన ఆంధ్ర విశ్వకళాపరిషత్తు రిజిస్ట్రారు వద్దనుంచి ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది. కృష్ణాజిల్లా కలెక్టరుకు వ్రాసిన ఉత్తరం కాపీ ఒకటి కూడా ఆ ఉత్తరంతోపాటు పంపబడింది. దరఖాస్తుదారుని ఎన్నికను ఛాన్సెలర్ రద్దుచేశారనీ, అందువల్ల కొత్తగా ఎన్నిక జరిపి ఫలితాన్ని తెలియజేయవలసిందనీ కలెక్టరుకు తెలియజేస్తూ రిజిస్ట్రారు వ్రాసిన ఉత్తర విది.

ఇది దరఖాస్తుదారు తన అభిప్రాయాలను ప్రకటించడానికి ముందుగా, అవకాశ మివ్వకుండా ఇవ్వబడిన ఉత్తర్వు అనీ, అందువల్ల ఇది పూర్తిగా అక్రమమైనదనీ దరఖాస్తుదారు తరఫు వాదం.

ఈ వాదాన్ని న్యాయమూర్తులు ఆమోదించి, ఈ ఉత్తర్వు న్యాయవిరుద్ధమైనదనీ, ఇది చెల్లదనీ అన్నారు. అయితే, దరఖాస్తుదారుకు తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశ మిచ్చి, ఆతరువాత కూడా ఇటువంటి ఉత్తర్వు జారీ చేయాలని ఛాన్సెలర్‌గనుక భావిస్తే అలా చేయవచ్చునని న్యాయమూర్తులు తెలియజేశారు.

శ్రీ ఎస్. వి. బి. శంకరరావు, ఆర్. సుబ్బారావు దరఖాస్తుదారు తరఫున, అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ న్యాయవాది, జి.రామానుజులునాయుడు వై. బి. తాతారావు ప్రతివాదుల తరఫున కోర్టుకు హాజరయారు.

లుముంబా పక్షపు ఏడవ వ్యక్తి హత్య?

ఇద్దరు న్యాయమూర్తులుకూడ హతులైనట్లు సమితివర్గాల అనుమానం

లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 21:—
ఇద్దరు న్యాయమూర్తులు నిన్నను చంపివేయబడ్డారని తామువిశ్వసిస్తున్నామనీ, లుముంబా అనుయాయులలో ఏడవ వ్యక్తి అయిన జేక్విస్ ఖుంబాలాను కూడా లియోపోల్డ్‌విల్లీనుంచి బక్వాంగాకు మార్చినమీదట చంపివేయబడ్డారని "నమ్మతగ్గట్టి కారణాలున్నా"యనీ మిత్రరాజ్య సమితి వర్గాలవారు నేడిక్కడ తెలియ జేశారు.

నిన్నను జరిగిన ఆరుగురు లుముంబా అనుయాయుల హత్యకు తన బాధ్యత ఏమీలేదని శ్రీ జోసెఫ్ ఇలియో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం నిన్నరాత్రి ప్రకటించింది. బక్వాంగాకు రాజకీయ ఖైదీలను మార్చడం ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందనీ, ప్రభుత్వం అధికారాన్ని స్వీకరిస్తున్న సమయాన ఈపని జరిగిందనీ దేశీయవ్యవహారాలమంత్రి సిరిల్ అదౌలా అన్నారు.

న్యాయశాఖకు చెందిన నలుగురు సభ్యులు నిన్నను ఓరియంటేల్ రాష్ట్రంలో అరెస్టు చేయబడ్డారనీ, అందులో ఇద్దరు స్టాన్లీవిల్లీకి తీసుకుపోతూ వుండగా తప్పించుకుపోయారనీ సమితి వర్గాలవారు ఇవాళ ప్రకటించారు.

శ్రీ లుముంబా, ఆయన అనుయాయుల హత్యకు ప్రతీకారచర్యలకు దిగవద్దని స్టాన్లీవిల్లీలోని అధికారులకు సమితి ప్రతినిధులు హెచ్చరించారు.

"తమ బాధ్యత ఏమీలేని చర్యలకుగాను అమాయిక ప్రజలను బాధపెట్టరా"దని కాంగోలో సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ అన్నారు.

మానవుని రోదసీ యాత్ర

2-3 నెలలలో అమెరికాచే జరగవచ్చునట

కేప్‌కానవెరల్, (ఫ్లారిడా), ఫిబ్రవరి 21:—
రోదసిలో 107 మైళ్ల ఎత్తుకు అమెరికా ఒక గోళాన్ని పంపించి, 43 నిమిషాల అనంతరం తిరిగి పట్టుకున్నట్లు తెలుస్తున్నది.

ఈ సంవత్సరంలో రోదసీ యాత్రికుడు మొట్టమొదటి సారిగా భూప్రదక్షిణంచేయనున్నది ఈ గోళంలోనే. అట్లాస్ రాకెట్ ఈ గోళాన్ని చేరవేసింది.

తుది తరఫీదును ప్రారంభించడానికి గాను ముగ్గురు రోదసీ యాత్రికులను అమెరికా ఇవాళ ఎన్నిక చేసింది. రాకెట్‌లో మానవుని రోదసీ యాత్ర రెండు మూడు నెలలో జరగవచ్చునని భావిస్తున్నారు.

ఢిల్లీకి లార్డ్ అట్లీ ఆగమనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 :—
బ్రిటన్ మాజీ ప్రధాని లార్డ్ అట్లీ ఇవాళ ఉదయం యిక్కడకు వచ్చారు.

సాంస్కృతిక సంబంధాల భారతమండలి కార్యదర్శి శ్రీ ఇనాం రెహమాన్ లార్డ్ అట్లీకి విమానాశ్రయంలో స్వాగత మిచ్చారు.

రష్యా ఉపప్రధాని శ్రీ ఏ. యన్. కోసిగిన్ గత సోమవారంనాడు ఢిల్లీ విచ్చేసిన సందర్భంలో పాలం విమానాశ్రయంలో భారత ఆర్థికమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ ప్రభృతులు స్వాగతమొసంగినప్పటి చిత్రం

కాంగోలో అంతర్యుద్ధ నివారణకు సమితి సేనలచే బలప్రయోగం

ఆరబ్ రిపబ్లిక్, సింహళం, లైబీరియాల తీర్మానానికి భద్రతా సంఘం ఆమోదం

కాంగో పరిణామాలు సమితి గౌరవానికే సవాల్ అని శ్రీ సి. ఎస్. ఝా హెచ్చరిక

మిత్రరాజ్యసమితి కార్యాలయం న్యూయార్కు, ఫిబ్రవరి 21:—
కాంగోలో అంతర్యుద్ధ నివారణకు తుదిచర్యగా సమితి బలాలు బలప్రయోగానికి పూనుకోవాలన్న ఆఫ్రేషియన్ రాజ్యాల తీర్మానాన్ని భద్రతాసంఘం నేడు ఆమోదించింది.

30 రోజులలోపుగా కాంగోలో సమితి తన బలాలను ఉపసంహరించుకోవాలనీ, సెక్రెటరీ జనరల్‌గా శ్రీ హామర్‌షెల్డును బర్తరఫ్ చెయ్యాలనీ సూచిస్తూ రష్యా ప్రతిపాదించిన తీర్మానాన్ని భద్రతాసంఘం తిరస్కరించింది.

కాంగోలో అంతర్యుద్ధ నివారణకు భద్రతాసంఘం తక్షణం పూనుకొనకపోతే మహా ప్రమాదకర పరిణామాలు సంభవించగలవని ఇండియా ప్రతినిధి సి. ఎస్. ఝా హెచ్చరించారు.

భద్రతాసంఘం కాంగోలోనే సమావేశం కావాలని లైబీరియా సూచించింది.

అయిదు నెలలకు పిమ్మట కాంగోలోని తన బలాలు అంతర్యుద్ధ నివారణకు తుదిచర్యగా బలప్రయోగానికి పూనుకోడానికి అనుమతించిన ఈ తీర్మానానికి అనుకూలంగా తొమ్మిది రాజ్యాలు ఓటు వేశాయి. వ్యతిరేకంగా ఏ రాజ్యమూ ఓటు చెయ్యలేదు.

తన తీర్మానానికి అనుకూలంగా రష్యామాత్రమే వోటు వేసింది. యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్, సింహళం తటస్థంగా వున్నాయి. మిగిలిన ఎనిమిది రాజ్యాలు అనుకూలంగా వోటువేశాయి.

కాంగోలీస్ రాజకీయ నాయకులను కొత్తగా అరెస్టులు చెయ్యకుండా వారించడానికి సమితి బలాలకు బలప్రయోగానికి అధికార మివ్వాలంటూ ఆఫ్రేషియన్ రాజ్యాలు చేసిన యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, సింహళం, లైబీరియా భద్రతా సంఘంలో సభ్యత్వంలేని మరికొన్ని ఆఫ్రేషియన్‌రాజ్యాలు ప్రతిపాదించిన ఈ తీర్మానంకాటంగాలో శ్రీ లుముంబా ప్రభృతుల మరణ కారణాల నిష్పాక్షిక విచారణ జరిపించాలని పేర్కొన్నది.

కాంగోలీస్ పార్లమెంటు సమితి రక్షణలో సమావేశం కావాలనీ కాంగోలీస్ సైనిక దళాలను కట్టుబాటుకు, క్రమశిక్షణకు లోబరచి రాజకీయాలనుంచి తప్పించాలనీ కూడా ఈ తీర్మానం సూచించింది.

శ్రీ లుముంబా అనుయాయుల హత్యల విచారణకు సంబంధించిన ఆఫ్రేషియన్ రాజ్యాల తీర్మానంలో కాంగోలోని అన్ని ప్రాంతాలలోను జరిగిన రాజకీయ దౌర్జన్యాలను చేర్చాలంటూ, అమెరికన్ ప్రతినిధి చేసిన సూచనకు సోవియెట్ యూనియన్ వీటో చేసింది. (మిగతా 3 పేజీలో)

తృతీయ ప్రణాళికలో రష్యా ఋణసహాయంతో ఆరు ప్రాజెక్టుల నిర్మాణం

—ఒప్పందంపై సంతకాలు

ఢిల్లీ, ఫిబ్రవరి 21:—
తృతీయ ప్రణాళికకు భారతదేశానికి రష్యా అప్పుగా ఇయ్యనున్న రు. 60 కోట్లను విద్యుచ్ఛక్తి అభివృద్ధికి, పెట్రోల్ ఉత్పత్తికి సంబంధించిన ఆరు ప్రాజెక్టులకు పెట్టుబడిగా వినియోగించటానికి కుదిరిన ఒప్పందంపై ఇరుదేశాలప్రతినిధులు సంతకాలుచేశారు.

గత పదిహేను రోజులుగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ఇక్కడ జరుగుతున్న సంభాషణల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. రష్యా ఇండియాల ఆర్థిక సహకారాన్ని ఇది మరింత దృఢపరచగలదు. ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వశాఖ ఆర్థిక కార్యదర్శి శ్రీ ఎల్. కె. ఝా, సోవియెట్ ప్రభుత్వం తరఫున రష్యా మంత్రిమండలి స్టేట్‌కమిటీ చైర్మన్ శ్రీ ఎస్. ఎ. స్కాచ్‌కోవ్ సంతకం చేశారు. ఈ సంతకాలు జరిగిన సందర్భంలోని ఉత్సవంలో ప్రధాన మంత్రి శ్రీ నెహ్రూ, రష్యా ప్రథమ ఉపప్రధాని శ్రీ కోసిగిన్, భారత ఆర్థిక మంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ కూడ పాల్గొన్నారు.

ఈ ఒప్పందంతో భారతదేశ ఆర్థికాభివృద్ధికి సోవియెట్ యూనియన్ 1955 నుంచి ఇచ్చిన అప్పులు, గ్రాంటులు మొత్తం రు. 385.41 కోట్లు అవుతున్నవి.

తెలంగాణాలో మద్యనిషేధం

జి. ఓ. ను రద్దుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 21 :—
సంవత్సరంలో 5 రోజులు (పర్వదినాలలో) తెలంగాణాఅంతటా మద్యనిషేధాన్ని పూర్తిగా అమలుజరపాలన్న జి. ఓ.ను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించ నున్నది.

రాష్ట్ర మంత్రివర్గం ఈ జి. ఓ.ను పరిశీలించినదని, దానిని రద్దుచేయటానికి నిర్ణయించినదని తెలుస్తున్నది.

షోంబీ సైనికులచే బలుబా గ్రామాల దహనం

ఉత్తర కాటంగాపై దాడి ప్రారంభం కాగా ప్రజలు పారిపోతున్నారని దయాళ్ నివేదిక

న్యూయార్కు, ఫిబ్రవరి 21:—
షోంబీ సైనికులు బలుబా గ్రామాలను తగులబెడుతున్నారని. ప్రజలు భయవిహ్వలులై తమ ప్రాంతాలను విడిచి పారిపోతున్నారని, ఉత్తర కాటంగాలో యుద్ధం ప్రారంభమైనదని, బలుబా జాతి నివసిస్తున్న ప్రాంతమంతటిని కైవసం చేసుకొనడానికి షోంబీ ఈ నెల 11వ తేదీన తత్ప్రాంతాన్ని ముట్టడించాడని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ నిన్నరాత్రి హామర్‌షెల్డ్‌కు ఒక నివేదిక పంపించారు.

షోంబీ సైనికులు బలుబాప్రజలు నివసిస్తున్న గ్రామాలకు గ్రామాలను తగులబెడుతున్నారని, ప్రతిపక్షానికి చెందిన వ్యక్తుల నందరినీ పూచకోత కోస్తూ ప్రజలను అనేకవిధాల భీతావహులను చేస్తున్నారని శ్రీ రాజేశ్వరదయాల్ తన నివేదికలో పేర్కొన్నారు.

బక్వాంగాకు లుముంబా అనుయాయులైన ఆరుగురిని తీసుకువెళ్లి, ప్రత్యేక ట్రిబ్యునల్‌చే వారిని విచారణచేయించి ఉరితీశారని దక్షిణ కాసై న్యాయశాఖామంత్రి ఆంద్రీ కాంబియా ప్రకటించినట్లుగా శ్రీ రాజేశ్వరదయాళ్ తెలియచేశారు. ఈ ప్రత్యేక ట్రిబ్యునల్‌లోవున్న న్యాయమూర్తులు బలుబాజాతికి చెందినవారేనట. కాని లుముంబా అనుయాయులను ఏ శిక్షా స్మృతి క్రింద చంపివేశారో తెలియచేయడానికి, లేదా ఈ న్యాయవిచారణ ఏస్థలంలో జరిగినదో వివరించడానికి దక్షిణ కాసై అధికారులు నిరాకరించారు.

షోంబీ సైనికులకు బెల్జియన్ అధికారులు ఆధిపత్యం వహిస్తున్నారని, సైనికుల ముట్టడి ఉత్తర ప్రాంతంలో సాగుతున్నదని, 'కుకులాకులు' గ్రామాన్ని వారు దగ్ధంచేశారని, అటుపిమ్మట 60 లారీలతో లుయన్నాకు 400 మంది సైనికులు చేరుకొని గ్రామాన్ని వశపర్చుకొన్నారని శ్రీ రాజేశ్వరదయాళ్ తన నివేదికలో పేర్కొన్నారు.

లుబిడి, లుయన్నాల మధ్య అటుఇటు ఆరు మైళ్ల ప్రాంతంలో గల గ్రామాల నన్నింటినీ షోంబీ సైనికులు దహనం చేశారు.

వర్గ రాజకీయాలలో తిరిగి తీవ్ర సంచలనం

మంత్రివర్గ విస్తరణ సమస్యపై ఇరువర్గాలకు భేదాభిప్రాయాలు

పార్టీ సమావేశంలో రవాణామంత్రి రాజీనామా సమస్యను చర్చించాలని ఒక వర్గం పట్టుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 21 :—
ఆంధ్ర కాంగ్రెసులోని ప్రభుత్వవర్గం వారికీ వ్యతిరేకవర్గంవారికీ మధ్య మరల నింకొక ఘర్షణ జరిగేటట్టున్నదని ఇచట రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు.

ప్రధాని నెహ్రూ చేసిన నిర్దేశం ప్రకారం కాంగ్రెసు పార్టీలోని విభేదాలను గూర్చి చర్చలు జరిపే విషయమై ముఖ్యమంత్రి ఈరోజున శ్రీ బ్రహ్మానందరెడ్డిగారిని కదలవేశారట. సరియైన ఫలితం తేల్చుకునే పర్యంతమూ బడ్జెటు సమావేశాన్ని సాగనీకుండా చేసి విషయం తేల్చివేయవలసిందని శ్రీ బ్రహ్మానందరెడ్డిగారిని శాసనసభాపక్ష సమావేశానికై రిక్విజిషను నోటీసు క్రింద సంతకం చేసిన 148 మంది శాసన సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తున్నది.

ప్రస్తుతం ఎట్టిచర్యా తీసుకోకుండా కాలం వెళ్ళబుచ్చి బడ్జెటు సమావేశం దాటించడానికి అధికారవర్గంవారు చూస్తున్నారని వ్యతిరేక వర్గంవా రంటున్నారు. ఇలా జరిగే పక్షంలో ఒక చిక్కు ఉన్నది. బడ్జెటు సమావేశానంతరం, వచ్చే జనరల్ ఎన్నికలకు అభ్యర్థుల నిర్ణయం వగైరా కార్యక్రమంలో సభ్యులు నిమగ్నులు కావలసి ఉంటుంది గనుక, ఇతర విషయాలపై దృష్టి పెట్టడానికి వ్యవధి ఉండదు.

కనుక, పార్టీ మీటింగును వెంటనే జరపాలని వ్యతిరేకవర్గంవారు పట్టుపట్టుతున్నారు. అది తాను ఏ రోజున జరిపేదీ శాసనసభాపక్షనాయకుడు ఇంతవరకు సూచనామాత్రంగానైనా తెలియజేయలేదు.

ఈ విషయమై ఆయనను తిరిగి అభ్యర్థించడం జరుగుతున్నది.

పార్టీ మీటింగు జరిగేపక్షంలో, చర్చలు చాల జోరుగా సాగే ధోరణి కనిపిస్తున్నది. గుంటూరు ట్రాన్సుపోర్టు ఆపరేటర్లు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టువారు ఇటీవల ఇచ్చిన తీర్పులో ట్రాన్సుపోర్టు మంత్రిని గురించి చేసిన ప్రస్తావన ఆయన రాజీనామా విషయాలను చర్చకులాగడానికిగాను వ్యతిరేకవర్గంవారు కృతనిశ్చయులై ఉన్నారట.

మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి, కాంగ్రెసు అధ్యక్షునివద్దనుంచి సమాధానానికి ఇంకా ఎదురు చూస్తూనే వున్నారు. ఇదివరలో అనుకున్నవిధంగా బడ్జెటు సమావేశానికి ముందే శ్రీ వల్లూరిరాజాగారి మంత్రిపదవీ విరమణకు ముఖ్యమంత్రి అంగీకరించకపోవచ్చునట. ముఖ్యమంత్రి కోరినవిధంగామంత్రివర్గ విస్తరణకు అనుమతి నివ్వకుండా, శ్రీ వల్లూరి రాజాగారు మంత్రిపదవికి రాజీనామా ఇవ్వవలెనని మాత్రం కాంగ్రెసు అధ్యక్షుడు పట్టుపట్టినట్లయితే, శ్రీ సంజీవయ్యగారు అందుకు సుముఖులు గారేమోనని అభిజ్ఞులు వూహిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణను గురించి ఒకటి రెండు అభిప్రాయాలు వినవస్తున్నాయి. విస్తరణ విషయమై ముఖ్యమంత్రి చాలా ఆతురత కనిపిస్తున్నమాట వాస్తవం. శ్రీయుతులు ఏ. సి. సుబ్బారెడ్డి, జె. వి. నరసింగరావు, ఆర్. ఎల్. దొర, బసిరెడ్డి గార్లను మంత్రివర్గంలో చేర్చుకొనడానికి ఆయన ఇష్టపడుతున్నట్లు కన్పిస్తున్నది. అయితే, రెండవ వర్గంవారు అందుకు సుముఖులుగా ఉన్నట్లు లేదు. మంత్రివర్గ విస్తరణకు తమ సలహా, ఆమోదాలు అవసరమనీ, మంత్రివర్గ విస్తరణ ద్వారా తమవర్గాన్ని మరింత నీలదీసే అవకాశం ఉండరాదనీ వారి అభిప్రాయమైనట్లు తోస్తుంది. ఉభయులకూ ఆమోదాత్మకమైన అట్టి సమాధానం కుదరని పక్షంలో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానవర్గం ఆమోదించదని కూడా వారు భావిస్తున్నారు.

'కాంగ్రెసు నాయకులలో పెద్దగా' ప్రధాని నెహ్రూచే పేర్కొనబడిన శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిగారితో మంత్రివర్గ విస్తరణ విషయమై ముఖ్యమంత్రి సంప్రతించకపోవడం రెండవ వర్గం వారికి ఎంతో ఆశ్చర్యకరంగా తోస్తున్నది. త్వరలో మంత్రివర్గ విస్తరణ అవసరమనీ ముఖ్యమంత్రి భావించిన పక్షాన శ్రీ బ్రహ్మానందరెడ్డితో చర్చించి ఉభయులకు ఆమోదకరమైన సూచనలను ప్రతిపాదించడం ముఖ్యమంత్రి కర్తవ్యమని రెండవ వర్గంవారి వాదం. అలాగాక, మంత్రివర్గ విస్తరణ కేవలం తన అభిమతానుసారంగానే జరగాలనిముఖ్యమంత్రి పట్టుదల వహిస్తే అట్టిది సంభవంకాకపోవచ్చునని రెండవవర్గంవారి అభిప్రాయం.

పరిపాలనకు, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలను శ్రీ బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రితోను, శ్రీ అల్లూరితోను కలిసి చర్చించాలని నెహ్రూ స్పష్టంగా చెప్పివెళ్లారు కనుక శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రస్తుత మున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు తన అనుభవంతో నేర్పుతో ఒకస్వరూపాన్ని ఇయ్యగలరని రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు. అసంతృప్తి పరులు తమ క్రమశిక్షణను నిష్క్రియాపరతగా భావించ రాదని అంటున్నారు.

పార్టీ కార్యవర్గం ఎన్నిక కూడ తీవ్ర విషయంగా మారే సూచనలు కనిపిస్తున్నవి. ముఖ్యమంత్రి జిల్లాలవారీగా ప్రాతినిధ్యమిస్తూ, అందరకు అంగీకారయోగ్యమైన ఒక జాబితాను తయారుచేస్తున్నారని ఆయనకు సన్నిహితులు చెపుతున్నారు. కాని అసంతృప్తిపరులకు ఈ సూచన నచ్చటంలేదు. నేరుగా పోటీతో ఎన్నిక జరగాలని వీరు పట్టుపడుతున్నారు. అనేకమైన సంఘాలు తమ బలాన్నిబట్టి నిర్మాణం కావటానికి ఈ ముఖాముఖి పోటీ తోడ్పడుతుందని వీరు అంటున్నారు.

ఏదైనప్పటికీ వెంటనే అదుపుచేయని పక్షంలో ఈ రాజకీయ వాతావరణం ఎప్పుడో ఒక్కసారి ప్రేలవచ్చు.

MILLER BANIANS మిల్లర్ హైజెరీన్ 'రెండు లేళ్ల' బనియన్లు వాడండి!

అహ్మద్ మిల్సు
బొంబాయి
బోస్టుమన్ రిఫైండ్ ఆయిల్
డండా వనస్పతి
సెల్లింగు ఏజంట్లు :
జనతా జనరల్ ఏజన్సీస్
తారాపేట - విజయవాడ
Tel: Refined. Phone: 266.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

పేరొందిన మాధవాని జంపకానాలకు దుప్పట్లకు కమీషన్‌మీద ఏజంట్లు కావలెను. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి. జి. కె. ఎస్. హ్యాండ్ లూం టెక్స్ టైల్స్, భవాని పి. ఓ. (వయా) ఈ రోడ్డు, ఎస్. ఐ.

ప్రకటన

జిల్లా పరిషత్తు కార్యాలయం,
పశ్చిమగోదావరి, ఏలూరు.

పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా మీరానగరము గ్రామములోని జిల్లాపరిషత్తువారి యొక్క క్వారీనుండి ఒక సంవత్సరంకాలము, అనగా 1961—62 సం. కు రాయి మట్టి త్రవ్వుకొను హక్కును కొవ్వూరు పంచాయితీ సమితి బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరుగారిచే తా: 28—2—61 తేదీ ఉదయం 11 గంటలకు ఖమునట్ల పంగిడి రహదారి బంగళాలో బహిరంగముగా వేలము వేయబడును. వేలము షరతులు వగైరాలు జిల్లాపరిషత్తు కార్యాలయమునుండి గాని, జిల్లాపరిషత్తు రెవెన్యూ ఆఫీసరు ఏలూరు ఆఫీసునుండిగాని పొందవచ్చును.

(సం.) ఆదిల్‌బేగు. సెక్రటరి.

రాజమండ్రి పేపరు మిల్లు అభివృద్ధి

ప్రభుత్వం సత్వర చర్యలు

హైదరాబాద్, ఫిబ్రవరి 21:— రాజమండ్రిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆంధ్ర పేపరుమిల్లులో 3,650 టన్నుల కాగితం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి కాగలదని అంచనా వేయబడింది. ఈ కాగితం ఖరీదు 49.74 లక్షల రూపాయలు. ఈ కంపెనీ ఈ ఏడాదిలో 3.28 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఈ ఏడాది 6.28 లక్షల రూపాయలు లాభం వస్తుందని అంచనా. మిల్లులో ఉత్పత్తి గత ఏడాది 2,533 టన్నులు కాగా ఈఏడు 3,120 టన్నులు.

ఆంధ్రప్రభుత్వం ఇక్కడ రోజుకు 10 టన్నులనుంచి 60 టన్నులకు ఉత్పత్తిని పెంచడానికి ఒక ఫ్రెంచి వర్తక సంస్థతో 'ప్లాంటు' ఖరీదు విషయంలో ఒడంబడిక చేసుకుంది.

ఈ యంత్రాల ఖరీదు 3 కోట్ల రూపాయలు ఈ విషయంలో అవసరమైన డబ్బుకు తృతీయ ప్రణాళికలో కేటాయింపు జరిగింది.

ప్రభుత్వం మిల్లుల పరిపాలనకు ఒక కంట్రోల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ యంత్రాగారాన్ని స్థాపించడానికి అవసరమైన ప్రాథమిక చర్యలు అనగా స్థల సేకరణ, ఇతర సన్నాహ కార్యక్రమాలు వ్యవహారాలను త్వరితగతిని పూర్తి చేస్తున్నారు.

ప్రభుత్వం ఈ మిల్లును ఒక జాయింటు స్టాకు కంపెనీగా రిజిస్టరు చేయడానికి తగిన చర్యలుకూడా తీసుకుంటున్నది.

మద్యనిషేధం రద్దుకై విజ్ఞప్తి

కర్నూలు, ఫిబ్రవరి 19:— బుధవారంనాడు జరిగిన కర్నూలు జిల్లా పరిషత్తు సమావేశంలో, సంజమల సమితి ప్రెసిడెంటు శ్రీ రామిరెడ్డి మద్యనిషేధ చట్టం వల్ల గౌరవం క్రమేపీ తగ్గుతుండడంవల్ల, మద్యనిషేధాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సూచించారు.

సొసైటీ క్రింద పనిచేసే నీరా దుకాణాలు కల్లుదుకాణాలేనని శ్రీ బి. వి. సుబ్బారావు పేర్కొన్నారు.

శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆ చట్టే కష్టపడకుండా నీరా సొసైటీలలో సభ్యులు బాగా లాభాలు గణిస్తున్నారనీ, గ్రామీణ ప్రాంతాలలోని ఈపరిస్థితి చక్కబర్చాలని అన్నారు.

పరిషత్తు చైర్మన్ శ్రీ కె. విజయభాస్కర్ రెడ్డి మద్యనిషేధ వ్యవహారాన్ని గురించి చర్చించడానికి ఒక రోజు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో నీరాదుకాణాల విషయంలో వేలం పద్ధతి అమలు పర్చాలని ప్రభుత్వానికి సూచించగలమన్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 18:— నమ్మించి మోసగించిన ఒక వ్యక్తికోసం నగరంలో పోలీసులు వెతుకుతున్నారు. ఇతను సన్నగా పొడుగ్గా ఉంటాడు. వయస్సు యాభై సంవత్సరాలుంటాయి. ఎర్రారాం ఆముంజిలో పట్టాభిరామయ్య అనే వ్యక్తి వద్ద రు. 12—50 నయాపైసలు, ప్రభుత్వం ప్రకటించిన ధరకు పంచదార ఇప్పిస్తానని చెప్పి తీసుకున్నాడనీ, తానొక ధాన్యపు వర్తకుడనని చెప్పి నమ్మించాడనీ, పట్టాభిరామయ్య నౌకరును వెంటపంపగా, అతనిని ఒక మూసిఉన్న కొట్టువద్దకు తీసుకువెళ్ళి తాళంచెవి తెస్తా ఉండమని నౌకరుతో చెప్పి అదేపోత పోయాడని తెలిసింది.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ అష్టమి
1961 ఫిబ్రవరి 22, బుధవారం
అశ్విని రా 2—46 వరకు
కృత్తిక ప. 1—43 వరకు
వర్జ్యం లేదు

ఆంధ్రప్రభ

1961 ఫిబ్రవరి 22, బుధవారం

సందిగ్ధావస్థ

ఇండియా-చైనా సరిహద్దు సమస్యపై భారత కమ్యూనిస్టు పార్టీ నేషనల్ కౌన్సిల్ ఇటీవల చేసిన తీర్మానం, లోలోపల ఆ పార్టీ పడుతూఉన్న గుంజాటనను బాగా వ్యక్తం చేస్తున్నది.

సరిహద్దు రేఖ విషయమై భారతప్రభుత్వ వాదం సమంజసమేనని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఒకవైపున, అక్రమంగా 25 వేల చదరపుమైళ్ల భారత భూభాగం ఆక్రమించిన చైనాను పల్లెత్తుమాట అనడానికి వీలులేని దురవస్థ వేరొకవైపున-ఈ రెంటి నడుమా ఉక్కిరిబిక్కిరై గుటకలు మ్రింగి, సంప్రతింపుల ద్వారా ఉభయులూ ఎలాగో ఈ తగాదాను రద్దుచేసుకోవాలన్న అభిప్రాయాన్ని తుదకు వెల్లడించారు.

సరిహద్దులో తూర్పు, పడమర విభాగములందు సంప్రదాయసిద్ధమైన సరిహద్దు రేఖగా భారత ప్రభుత్వం చెప్పేదానితో ఏకీభవించడానికి కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగానే ఉన్నది. మధ్య విభాగానికి సంబంధించిన తగాదా అత్యల్పం గాబట్టి, మొత్తంమీద తూర్పునుంచి పడమటి వరకూ గల 2400 మైళ్ల సరిహద్దు విషయంలోనూ భారతప్రభుత్వ వాదాన్నే ఆ పార్టీ సమర్థిస్తూ ఉన్న దనుకోవాలి. దీని పర్యవసానంగా తేలేదేమిటి? భారత భూభాగంపై చైనా దురాక్రమణ జరిపిందనేది తేలడంలేదా?

కాని, చైనా ప్రభుత్వాన్ని అంతమాట అనడానికి భారత కమ్యూనిస్టుపార్టీకి దమ్ములు లేవు. అందుకోసం, ఇటు భారత ప్రభుత్వవాదాన్ని ఆమోదిస్తూనే అటు చైనా ప్రభుత్వ చర్యను గూడా అది సమర్థింప జూస్తున్నది. సరిహద్దు సమస్యను కూలంకషంగా చర్చించి సారాంశాలు తేల్చిన భారత ప్రభుత్వోద్యోగుల నివేదికను మెచ్చుకుంటూనే చైనా ప్రభుత్వోద్యోగుల వెర్రి మొర్రి వాదానికి సైతం విలువకట్టడానికి తంటాలు పడుతున్నది. చైనావిషయంలో దురాక్రమణను దురాక్రమణగా చూడరాదని వారి అభిప్రాయమైనట్లు తోస్తుంది.

సంప్రతింపులద్వారా సమస్యను పరిష్కరించుకోడం అవసరమన్నారు- మంచిదే. సంప్రతింపులకు భారతప్రభుత్వంకూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నది. కాని, ఆ సంప్రతింపులకు ఒక ఆధారం ఉండాలిగదా. ఫలించే ఆస్కారం లేని పరిస్థితుల్లో సంప్రతింపులేమిటి?

లోగడ నెహ్రూ, చౌ-ఎన్‌లై లు సంప్రతించుకున్నందువల్ల ఏమిజరిగింది? దృక్పథాలు కలియనప్పుడు ఎన్నిసార్లు కలుసుకొని సంప్రతించుకున్నా ప్రయోజనంలేదు. భారత దృక్పథం ప్రకారం ఈ సరిహద్దు విషయంలో తగాదా అనేదే లేదు. రెండుదేశాలమధ్యా సంప్రదాయసిద్ధమైన సరిహద్దు సునిశ్చితంగా ఏనాటినుంచో ఉన్నది. భారత ప్రభుత్వోద్యోగుల నివేదికవల్ల అది ఇప్పుడు మరింత ధ్రువపడింది. వితండవాదం తప్పితే చైనా పక్షాన బలమైన సాక్ష్యం ఒక్కటీ లేదని కూడా తేలిపోయింది. కనుక, ఏది సరిహద్దు అనే విషయం కాదు ఇక్కడ పరిష్కారం కావలసింది. భారతభూభాగంపై 25 వేల చదరపుమైళ్ళ దురాక్రమణ తొలగే విధమెక్కడే ఇప్పుడు తేలాలి. తనకు చెందని భూభాగాన్ని తాను ఆక్రమించిన సంగతి చైనా ప్రధాని ఒప్పుకొని అందుకు తగిన పరిహారం చేయడానికి సిద్ధపడే పర్యంతమూ ఎన్నిసార్లు సంప్రతింపులు జరిపినా ప్రయోజనం శూన్యమే.

కనుకనే ప్రధాని నెహ్రూ మొన్న రాజ్యసభలో స్పష్టం చేశారు- ప్రయోజనం కలుగుతుందన్న సూచన కనిపించేనంతవరకూ సంప్రతింపులు జరగబోవని. ఏనాడో సునిశ్చితమై ఉన్న భారత సరిహద్దు యావత్తూ ఇపుడు క్రొత్తగా నిశ్చితం కావాలన్న మొండి వాదననే చైనా చేస్తున్నంతకాలమూ ఈ సమస్య తేలదు. అక్కడక్కడ ఏవైనా కొన్ని సర్దుబాటుల విషయం చర్చించడానికి భారత ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నది. కాని, చైనావాదం అది కాదుగా:

లేని సరిహద్దు సమస్యను క్రొత్తగా కల్పించి క్రొత్తగా సరిహద్దుఅంతా నిర్ణయం కావాలన్న సాకుతో, తానాశించినభూభాగాలు తనకు దఖలుపడేటట్లు చేసుకోవాలని చైనా ఆశించింది. భారత ప్రభుత్వం ఈ వలలో పడలేదు-పడబోదు.

కాశ్మీరు సరిహద్దుగాని, సిక్కిం, భూటాన్ సరిహద్దులనుగాని చైనా భారతప్రభుత్వంతోనే చర్చించాలని కమ్యూనిస్టుపార్టీ తీర్మానించింది. మంచిదే. కాని, భూటాన్ తరఫున చైనాతో సంప్రతించే అధికారం ఇండియాకు స్వతంత్ర ప్రతిపత్తిగల భూటాన్ ఇవ్వగా వచ్చిందిగనుక, ఆ అధికారాన్ని ఇండియా భూటాన్ స్వతంత్రతకు హానికరం కాని పద్ధతిలో వినియోగించాలని ఆ పార్టీ హెచ్చరిక. భూటాన్ స్వతంత్రతను భారత ప్రభుత్వం ఎక్కడ దిగమ్రింగుతుందోనని పాపం వారికి చాలా ఆదుర్దాగా ఉన్నది. టిబెట్టు స్వతంత్రతను చైనా దిగమ్రింగినపుడు వీరికి ఆందోళనలేదు.

బెంగుళూరుకు రాణి రాక

బెంగుళూరు, ఫిబ్రవరి 21:— బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఎడింబరో ప్రభువు మద్రాసునుండి నేడిక్కడకు చేరారు. మైసూరు గవర్నరు శ్రీ జయచామరాజవాడియార్ విమానాశ్రయంలో వారికి స్వాగత మిచ్చారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి శ్రీ బి. డి. జట్టి, బెంగుళూరు మేయరు శ్రీ బి. నంజప్ప, మద్రాసులోని బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్, శ్రీ ఎం. ఇ. అల్లెన్, ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్. జె. రెబెల్లో అను రాజదంపతులకు పరిచయం చేశారు.

సైనిక వందనం స్వీకరించిన పిదప రాజదంపతులకు పలువురు ప్రముఖులు పరిచయం చేయబడ్డారు. తర్వాత వారు కారులో రాజభవన్‌కు వెళ్ళారు.

మద్రాసునుంచి బ్రిటిష్‌రాణి పయనం

మద్రాసు, ఫిబ్రవరి 21:— మద్రాసు నగరంలో మూడురోజులు గడిపిన పిమ్మట బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ ఎడింబరో ప్రభువుతో కలసి నేటి ఉదయం యిక్కడనుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళ్ళారు. రాజదంపతుల విమానం సరిగా ఉదయం 11—05 గంటలకు యిక్కడ బయలుదేరింది. "బ్రిటిష్‌రాణి వర్ధిల్లు గాక" అన్న హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. రాణి, ఎడింబరో ప్రభువు, చిరునవ్వుతో ప్రత్యభివాదం చేశారు.

అంతకుముందు ఎలిజబెత్‌రాణి సైనికవందనం స్వీకరించారు. గవర్నర్ బిష్ణురామ్‌మేధీ, ముఖ్యమంత్రి శ్రీ కామరాజనాడార్, రాష్ట్ర హోంమంత్రి శ్రీ భక్తవత్సలం ప్రభృతులు రాజదంపతులకు వీడ్కోలు ఇచ్చారు.

రాజభవనంనుంచి విమానాశ్రయానికి వెళ్ళే ఎనిమిది మైళ్ళ పొడుగునా దారి కిరువైపులా సుమారు 2 లక్షలమంది ప్రజలు బారులుతీరి నిలచి హర్షధ్వానాలు చేశారు. రాజభవనానికి వెళ్లేదారి మధ్యమార్గంలో మైసూరుప్రభుత్వం చేతి పరిశ్రమల ఎంపోరియంను రాజదంపతులు కొద్దిసేపు సందర్శించారు. భారత, సింహళదేశాల బైబిల్ సొసైటీ భవనం ఎదుట కొంతసేపు వారి కారు ఆగింది. అక్కడ ఎలిజబెత్‌రాణి బైబిల్ ప్రతిని స్వీకరించారు.

కర్నూలు, ఫిబ్రవరి 17:— కర్నూలు జిల్లాకు ఇదివరకు మంజూరు చేసినవి కాకుండా అదనంగా 1200 బావులను త్రవ్వ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమొత్తాన్ని మార్చి 31లోగా ఖర్చుచేయవలసి ఉంది.

ఆహారం విషయంలో స్వయం సమృద్ధి

తృతీయ ప్రణాళికనాటికి సాధ్యం కాగలదని శ్రీ ఎస్. కె. పాటిల్ ప్రకటన

ఎర్నాకుళం, ఫిబ్రవరి 21:— గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఆహారపరిస్థితి నేడు మెరుగుగా ఉన్నదని, ఈ యేడాది ఏడున్నర కోట్లనుండి ఎనిమిది కోట్ల టన్నులదాకా ఆహార ధాన్యాలు పండగలవని కేంద్ర ఆహార మంత్రి శ్రీ యస్. కె. పాటిల్ నిన్న ప్రకటించారు.

ఆహారధాన్యాల ఉత్పత్తి ఇప్పటివలెనే మూడు నాలుగు సంవత్సరాలు పెరిగిన పక్షంలో, తృతీయ ప్రణాళికనాటికి ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయంసమృద్ధిని సాధించగలదని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

తిరువాంకూరు రసాయనిక ఎరువుల కర్మాగారంతో అమ్మోనియం ఫాస్ఫేట్ ఉత్పత్తికి ప్రారంభోత్సవం చేసిన అనంతరం పారిశ్రామిక వేత్తలు కార్మికులు, తదితరులు, పాల్గొన్న సమావేశంలో ప్రసంగిస్తూ, తృతీయ ప్రణాళిక నాటికి జనాభా అభివృద్ధికి మించి ఆహారధాన్యాల ఉత్పత్తి ఎక్కువ కాగలదని శ్రీ పాటిల్ స్పష్టంచేశారు.

మార్కెట్‌లో ఆహార ధాన్యాలు సంవృద్ధిగా లభ్యమవుతున్నందున ప్రభుత్వ గిడ్డంగులనుండి మామూలుగా నెలకు నాలుగున్నర లక్షల టన్నులవరకు ఆహారధాన్యాల విడుదల అయ్యేబదులు, ప్రస్తుతం రెండు లక్షల టన్నులవరకు మాత్రమే ఆహారధాన్యాలు విడుదల అవుతున్నవని పేర్కొన్నారు.

ఒకటి రెండు సంవత్సరాలుగా ప్రకృతి మనపట్ల చల్లని చూపు ప్రదర్శించడమే కాకుండా పంచవర్ష ప్రణాళికల ఫలితంగా ప్రజలలో అపారమైన ఆత్మవిశ్వాసం ప్రబలిందన్నారు. ప్రణాళిక విజయవంతమయినదీ లేనిదీ, ప్రణాళికా పథకాలకోసం ఖర్చుపెట్టిన కోట్లకొలది రూపాయలనుబట్టి పరిగణించరాదని ప్రజలలో ఎంతవరకు ఆత్మవిశ్వాసం కలిగినదీ దాన్నిబట్టే ప్రణాళికావిజయాలను లెక్కించవలసి వుంటుం దన్నారు.

ఆహారధాన్యాల ధరలు

రెండుమూడు నెలలుగా ఆహార ధాన్యాల ధరలు పడిపోవుచున్నవనీ, ముందుముందు మరింత తగ్గిపోయే సూచన ఉన్నవనీ, పేర్కొన్నారు. ఆహార ధాన్యాల ధరలు పడిపోవడం హర్షనీయమే అయినప్పటికీ రైతులకు లాభదాయకం కాని ధరల స్థాయికి పడిపోకుండా తాను జాగ్రత్త పడగలనని శ్రీ పాటిల్ స్పష్టంచేశారు. ఆహారధాన్యాల ధరలు పడిపోవడానికి కారణం విదేశాలనుండి దిగుమతులు కాదనీ, దిగుమతులకు ముందుగానే దేశంలో ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టినవని వివరించారు.

పంచదార విషయంలో యిటీవలివరకు లోటు వుండగా, ఈ యేడాది ఆరులక్షల టన్నులు మిగులు తేలినదని, శ్రీ పాటిల్ వెల్లడి చేశారు. పంచదార చాలినంత ఉన్నందున ప్రజలు తమకు యిష్టం వచ్చినంత వాడుకోవచ్చునని సూచించారు.

కేరళముఖ్యమంత్రి శ్రీ థానుపిళ్లే అధ్యక్షోపన్యాసమిస్తూ, ఆహారధాన్యాలవిషయంలో కేరళపట్ల కేంద్రప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను కలిగించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల విషయంలో కూడా సహాయం చేయా లన్నారు.

శ్రీ పాటిల్ దీనికి సమాధానమిస్తూ, దేశంలో అన్ని రాష్ట్రాలకంటే చిన్నదయిన కేరళకు కేంద్రం అన్నివిధాలా సహాయపడగలదని హామీ ఇచ్చారు. కేరళలో ఆహారధాన్యాల ఉత్పత్తికి అన్నివిధాలా కృషి చెయ్యడం అవసరమన్నారు.

అధికోత్పత్తికి సక్రమమార్గం

ఎరువుల ఉత్పత్తిని అధికం చేయడం ద్వారానే ఆహారధాన్యాల ఉత్పత్తిని 10 కోట్ల టన్నులవరకు పెంచడానికి సాధ్యం కాగలదని అధికోత్పత్తికి వెంటనే సత్ఫలితాలను యిచ్చే పద్ధతులలో యిదొక్కటేనని శ్రీ పాటిల్ అన్నారు. దేశంలో ఎరువుల ఉత్పత్తి ఎక్కువ చేయడానికి సర్వవిధాలా కృషి జరుగుతున్నదని 1961—62 లో 20 లక్షల

(మిగతా 8 వ కాలంలో)

సోవియట్ రాకెట్ సైనిక దళాలు

ప్రముఖస్థానము వహించినవని మార్షల్ సోకలోవిస్కీ ప్రకటన

మాస్కో, ఫిబ్రవరి 21:— సోవియట్ సైన్యంలో రాకెట్ దళాలు ప్రముఖస్థానాన్ని ఆక్రమించినవని రష్యా యుద్ధ సైన్యాల ప్రధానాధికారి మార్షల్ సోకలోవిస్కీ ప్రకటించారు.

గురువారంనాడు సోవియట్ సేనా, నావికాదళం 41 వ వార్షికోత్సవం సందర్భంలో టాస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసంగిస్తూ, గతంలో ఎన్నడూ లేనంత అప్రమత్తతతో— రష్యా సైన్యాలు నేడు ఆయత్తమై ఉన్నవని సోకలోవిస్కీ పేర్కొన్నారు.

లేఖలు:

వృత్తి విద్యా సంస్థలు విరివిగా ఏర్పాటు చేయడం అవసరం

అయ్యా! తృతీయ ప్రణాళికలో మన లక్ష్యాలను విజయవంతంగా సాధించాలంటే టెక్నికల్ సిబ్బంది విషయంలో సరిఅయిన అంచనా వేసుకోవలసి వుంటుంది. ఇంతకుపూర్వం 345 గురు ఇంజనీరింగు విద్యార్థులకు శిక్షణయిచ్చే మనరాష్ట్ర ఇంజనీరింగు కళాశాలల నాటింటికీ పెంచినారు. దరిమిలా 950 విద్యార్థులు చదువుకొనే అవకాశం కల్పించారు. కాని ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగు, కళాశాలలో చదువుకొనడానికి సీట్లు దొరకని విద్యార్థులు ఎంతటి వ్యయప్రయాసలకోర్చి సీట్లు సంపాదించుకొని, చదువుకొంటున్నది ఎవరికీ తెలియని విషయం కాదు. ప్రైవేటు వైద్య కళాశాలలు నడుపుకొనడానికి అవకాశ మిచ్చి, యింజనీరింగు కళాశాలలు నడుపుకొన అవకాశమివ్వ నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వం చర్య విచారకరం. ఇంజనీరింగు కళాశాలల విషయంలో మన మెంత వెనుకబడి యున్నది తెలుసుకుందాం.

పార్లమెంటు సలహాసంఘ సమావేశంలో 1960 ఆగస్టు 8 వ తేదీన కేంద్ర విద్యామంత్రి శ్రీ హుమయూన్‌కబీర్ యిచ్చిన రిపోర్టులో 1947 వ సంవత్సరంలో దేశమంతటావున్న 38 ఇంజనీరింగు కళాశాలలను 1961 సంవత్సరానికి 98 కి పెంచినట్లు తెలియజేశారు. అదేకాలంలో ఆంధ్రదేశంలోవున్న యింజనీరింగు కళాశాలలు 3 నుండి 6 కు పెంచారు. జనాభా నిష్పత్తినిబట్టిచూస్తే, యిప్పటికి మనకు 10 ఇంజనీరింగు కళాశాలలు వుండవలసింది. న్యాయంగా మన వంతుకు రావలసిన 4 ఇంజనీరింగు కళాశాలలు వదిలివేసి, విద్యార్థుల నన్యరాష్ట్రాలకు పంపే పరిస్థితి దాపరించిపోవు ప్రభుత్వచర్య శోచనీయం. కాగా, ఢిల్లీలో 1961 జనవరి 16 న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర విద్యామంత్రి సమావేశమై, తృతీయ పంచవర్ష ప్రణాళిక అంతమయ్యేలోగా దేశమంతటా 20 వేల ఇంజనీరింగు విద్యార్థులు చదువుకొనడానికి వీలుగా కళాశాలలు స్థాపించాలని నిర్ణయించారు. దీనిని బట్టి చూస్తే, ఆంధ్రప్రాంతంలో రెండువేలమంది విద్యార్థులకు శిక్షణయిచ్చే యేర్పాటు చేయవలసి వుంటుంది. ఇప్పుడు శిక్షణపొందే 950 మంది విద్యార్థులుకాక, 1050 మందికి యింజనీరింగు విద్యాసౌకర్యం కల్పించాలి. అంటే 1966 వ సంవత్సరం నాటికి కనీసం మరొక ఆరు ఇంజనీరింగు కళాశాలలు ప్రభుత్వ రంగంలోకాని, ప్రయివేటు రంగంలోకాని, విధిగా స్థాపించుకోవాలి. తద్వారా, యింజనీరింగు విద్యాశాఖలో భారతదేశస్థాయిని మన మందుకొనడానికి, విద్యార్థులు విద్యావాంఛను తీర్చడానికి వీలు కలుగుతుంది.

పాలిటెక్నిక్‌లు భారతదేశంలో 1947 సంవత్సరంలో 53 వుంటే 1961 నాటికి 202 వరకు పెంచారు. ఇదేకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 3 పాలిటెక్నిక్‌లను 15 వరకు పెంచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చదువుకునే పాలిటెక్నిక్ విద్యార్థులసంఖ్య రెండువేలు మాత్రమే. ఢిల్లీ ముఖ్యమంత్రుల సమావేశనిర్ణయానుసారం నియమ నిబంధనలు తగ్గించి దేశం మొత్తంమీద 50 వేల విద్యార్థులు చదువుకొనే అవకాశం కల్పించాలని వున్నది. జనాభా నిష్పత్తిని బట్టి ఆంధ్రప్రభుత్వం 5 వేలమంది విద్యార్థులకైనా పాలిటెక్నిక్‌లలో ప్రవేశముండే సౌకర్యం కల్పించవలసియున్నది. ఇపుడు చదువుకునే రెండువేల మందిని మినహాయిస్తే మరొక 3 వేల విద్యార్థులకు ప్రవేశ సౌకర్యం ప్రభుత్వం కల్పించవలెను. అంటే 1966 సంవత్సరం నాటికి క్రొత్తగా 24 పాలిటెక్నిక్ లయినా స్థాపించవలసి వుంటుంది. ప్రతి జిల్లాకు రెండు పాలిటెక్నిక్‌లు వుండేటట్లు చూస్తే గాని రాష్ట్ర ప్రభుత్వం అఖిలభారత స్థాయిని చేరుకోలేదు.

వృత్తి కళాశాలల విషయంలో, ప్రణాళికా వనరుల దృష్ట్యా ఆంధ్రప్రభుత్వంవద్ద నిధి సవరించుకొని ముందుకు వెళ్ళకపోతే ప్రణాళికల లక్ష్యాలు సాధించలేము. అయితే తృతీయ ప్రణాళికలోని వివిధ శాఖలకు నిధులను కేటాయించేటప్పుడు పై వృత్తి కళాశాలలు నడపడానికి వలయు నిధులు విద్యాశాఖ సాధించాలి. ఎన్నికల అనంతరము వచ్చే విద్యామంత్రి విద్యావ్యాప్తికి కృషి చేయుడానికి అవరోధం లేకుండా చూడవలెను. అసెంబ్లీ, కౌన్సిలు సభ్యులు బడ్జెట్టు సమావేశంలో విద్యపద్దు క్రింద తగిన నిధులు కేటాయింపజేసి వివిధ వృత్తి కళాశాలల స్థాపనకు పునాదివేసి తృతీయ ప్రణాళిక లక్ష్యాలను సాధించగలమనే విశ్వాసము ప్రజలకు కల్గించవలెను.

ఇట్లు,
గొల్లపూడి పూర్ణచంద్రరావు
ఉయ్యూరు, కృష్ణాజిల్లా.

మంచిర్యాల, ఫిబ్రవరి 19:— యమునంబాను, అతని సహచరుడను ఖూనీ చేసినవారిని అరెస్టుచేయాలని మంచిర్యాల కమ్యూనిస్టు కమిటీ తీర్మానించింది.

సరిహద్దులనుంచి చైనా సేనలకు స్వస్తి చెప్పే యత్నం

ప్రభుత్వం సర్వవిధాలా కృషి చేస్తున్నట్లు రక్షణ మంత్రి శ్రీ కృష్ణమీనన్ ప్రకటన

లక్నో, ఫిబ్రవరి 20:— భారత భూభాగంలో చైనా ఆక్రమించుకొన్న ప్రాంతాలనుంచి ఆ దేశ సేనలను ఖాళీ చేయించడానికి భారత ప్రభుత్వం శాయశక్తులా కృషి జరుపుకున్నదని రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ నేటి సాయంత్రం ఇక్కడ రహస్యంగా జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ కాంగ్రెస్‌పార్టీ సమావేశంలో తెలియజేశారు.

సమావేశానంతరం పార్టీ కార్యదర్శి శ్రీ నేవల్ కిశోర్ పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ శ్రీ మీనన్ పైవిధంగా అన్నట్లు తెలియ జేశారు.

పార్టీ సభ్యులు అడిగిన కొద్ది ప్రశ్నలకు శ్రీమీనన్ సమాధానాలు చెప్పారనీ ఆ ప్రశ్నలు ఎక్కువ భాగం చైనా దురాక్రమణ వియత్తుల అతిక్రమణ, అణ్వస్త్ర యుద్ధం ప్రజాస్వామ్యంలో పార్టీ విధానం విషయాలకు సంబంధించినవనీ శ్రీ కిశోర్ తెలియజేశారు.

చైనా ఆక్రమిత ప్రాంతంనుంచి సేనలను ఖాళీ చేయించడానికి ఎంతకాలం పట్టవచ్చునని ఒకరు ప్రశ్నించగా ఆవిషయం ఖచ్చితంగా చెప్పడం వీలుపడదనీ, కాని ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదనీ శ్రీ మీనన్ తెలియజేశారు. భారత వియత్తుల అతిక్రమణలను గురించి ప్రశ్నించగా అతిక్రమణ జరిపే విమానాలు ఏదేశానికి చెందినవో గుర్తించడం సాధ్యం కాదనీ అంతేకాక ప్రపంచ యుద్ధాన్ని పురికొల్పడానికి సిద్ధంగా వుంటే తప్ప చైనా ఇండియాతో సాయుధ ఘర్షణ పెట్టుకోజాలదని కూడా ఆయన చెప్పారు.

అణ్వస్త్రాల ఉత్పత్తి విషయమై ప్రశ్నించగా అణ్వస్త్ర యుద్ధాన్ని ఆత్మరక్షణ కొరకై జరిపే యుద్ధంగా తాను భావించనని శ్రీ మీనన్ పేర్కొన్నారు. అణ్వస్త్ర యుద్ధమంటే మానవ జాతి వినాశమే తప్ప మరేమీకాదనీ, ఇండియా ఇటువంటి ఆయుధాలను ధరిస్తుందా అన్న ప్రశ్నకే తావు లేదనీ కూడా ఆయన చెప్పారు.

చేతిమీద "పచ్చ"

చేతులమీద పచ్చ పొడిపించుకోవడమనే వెర్రి చాలమందికి వుంది—

ముఖ్యంగా గ్రామవాసుల్లో చేతులమీద పచ్చలు వేసుకోవడం ఒక సరదాగా భావించబడుతుంది. అది అందమని కూడా కొందరి భావం.

నాగరికతకు అలవాటు పడిన వారిలో కూడా 'పచ్చల పిచ్చి' కొంత లేకపోలేదు. వారి చేతుల మీద కూడా బొమ్మలు వేసుకొని మురుసుకోవడం జరుగుతూనే వుంది.

అసలీకళ ఈనాటిదికాదు. మన ఒక్క దేశానికే చెందిందికాదు. అన్ని దేశాల్లో వుంది. మోరీ జాతిలో ఈ వేలంవెర్రి అధికమని లెక్కలు తేల్చారు. జపాను వారిక్కూడా ఈ కళమీద ఎక్కువ అభిమానం. అసలు వీరి కళను అతి ప్రాముఖ్యంలోకి తెచ్చారు కూడా.

నావికుల్లో ఈ సరదా ఎక్కువగా కనిపిస్తుంది. వెయ్యికే ఒక్కడోతప్ప — తక్కిన వారందరికీ పచ్చబొట్లుంటాయి. వీరిలో ఈ సరదా ఎందువల్ల ఇంత అధికమని చాలామంది పరిశోధన చేశారు. సరిఅయిన సమాధానం రాక —వేలంవెర్రి అనుకొన్నారు.

అనాగరికులు, తమ శరీరానికి అలంకారాలు, అద్దాన్నాలు సరిగాలేక — ఎంతో నిరుత్సాహంగా వుండేవారుట. అందగాళ్ళుగా కనిపించాలనే కోర్కె వుండేదట. అందుకని ఒంటినిండా పచ్చలు పొడిపించుకొనేవారుట. ఆ విధంగా స్త్రీల నాకర్షించవచ్చనే భావం కూడా వారిలో వుండేదట.

పెద్దలకు రక్తదానం

మరికొందరు చెపుతారు — ఆకాలంలోవాళ్ళు, గతించిన పెద్దలకు రక్తదానంచేస్తే పుణ్యమని భావించి, రక్తనాళాలను కత్తిరించి నెత్తురుతో అభిషేకం చేసేవారుట! ఆ మచ్చ అలా నిలిచిపోయేని శరీరంమీద.

అది చూచిన వారిలో — రక్తదానం చెయ్యాలనే త్యాగం రాకపోయినా — అలాటి పచ్చలు శరీరంమీద వుంటే అందంగా వుంటుందనే సంకల్పం కలిగిందిట. అందులో నుంచే ఈ కళ పుట్టిందని కొందరి అభిప్రాయం.

నాగరికతకు ప్రసిద్ధి చెందిన పారిస్ నగరంలో అందకత్తెలందరూ — తమ కాలి మడమమీద గాని, పిక్కమీదగాని 'సీతాకోక చిలుక' బొమ్మ పొడిపించుకోవడం ప్రారంభించారు. రాను రాను 'సీతాకోక చిలుక' అందానికి చిహ్నంగా మారింది.

అంతేకాదు, స్త్రీలోలుణ్ణి గురించి చెప్పవలసివస్తే "అతడు సీతాకోక చిలుకల వేటలో జీవితమంతా పాడుచేసుకొన్నాడు. చిలకలో ప్రాణం చొప్పున చంపి గిరాటు వేశాడు" అని చెప్పడం కూడా కద్దు.

పచ్చబొట్లు - పచ్చని సంసారాలు

'పచ్చబొట్ల'వల్ల దాంపత్యాలు కూలిపోయిన కథలు కూడా కొన్ని వున్నాయి.

నర్సెస్సీతో పనిచేసే ఒక ఇల్లాలు విడాకులకు పిటీషన్ పెట్టింది. కారణం ఏమిటో తెలుసా! ఆవిడ వీపుమీద పచ్చబొట్టు వుందట. అది ఆమె కెంతో సంతోషం కల్పించినా — భర్తకు చాలా అసహ్యం కల్పించింది. మాటేసి తుడిచివెయ్యమన్నాడు.

ఆమె 'ససేమిరా' అంది. దాంతో అతడు కొట్టడం, తిట్టడం ప్రారంభించాడట. చివరికామె భర్తను వదలడానికే నిశ్చయించిందిగాని — ప్రాణం వున్నంతవరకూ ఆ పచ్చబొట్టు తియ్యదలుచుకోలేదు. అందువల్ల విడాకులకు నోటీసిచ్చింది. కోర్టులో నెగ్గింది కూడా.

పచ్చ తెచ్చిన పేచీవల్ల ఒక పచ్చని సంసారం చెడిన కథ కూడా వుంది. అమెరికాలో ఒక రైతు భార్య పుట్టింటికి వెళ్ళింది. వస్తూ వస్తూ పూరికే రాక ఒక పచ్చ పొడిపించుకు వచ్చింది. పైగా, అది బొమ్మకాదు. "పీటర్ని ప్రేమిస్తున్నా" అని. అది చూశాడు భర్త. ఎక్కడలేని అనుమానం వచ్చింది. "హత్తేరీ! నన్ను పెళ్ళాడి, ఇంకొణ్ణి ప్రేమిస్తున్నానని పచ్చ పొడిపించుకు వస్తావా" అని పోట్లాటకు దిగాడు. పోట్లాటేమిటి — ఇక వాళ్ళిద్దరికీ పొత్తే కుదరలేదు — సంసారం ముక్కలూ చెక్కలూ అయి పూరుకొంది.

రెండో ప్రపంచ సంగ్రామ సమయంలో నాజీలు "హిట్లర్‌కి జై" అని చేతిమీద పచ్చలు పొడిపించుకొనేవారు. నాజీ వందనం అందించినప్పుడల్లా — ఆ పచ్చలు వరుసగా కనపడేవట. అవన్నీ చూసి హిట్లరు మనస్సు ఉప్పొంగి — నాజీ సభ్యు లందరూ తప్పకుండా పచ్చలు పొడిపించుకోవాలని ఉత్తర్వు లిచ్చాడట.

పేరు యాభై భాషల్లో 'పచ్చ'

ఇంకో తమాషా వినండి. పోర్చులాండులో రాక్‌వెల్ అనేవ్యక్తి వున్నాడు. ఆయన తనపేరును యాభై భాషల్లోకి తర్జుమా చేయించి, అవన్నీ తన వంటిమీద పచ్చ పొడిపించుకొన్నాడు.

ఇతణ్ణి మించిన ప్రబుద్ధుడొకాయనవున్నాడు. ఆయన పేరు యధారియో. కొంచెం మతిమరపు మనిషి. కాని శృంగారదావుడు. ప్రేమించిన వాళ్ల పేర్లు అప్పుడే మరిచిపోయేవాడు...! వాళ్ల టెలిఫోను నెంబర్లు అంతకన్నా ముందే మరిచిపోయేవాడు!

ఇదేం ఖర్మమని — ఆ ప్రియురాండ్ర నామాలు, టెలిఫోను నెంబరు మొత్తం అన్నిటినీ తన ఒంటిమీద పచ్చ పొడిపించుకొన్నాడు. "ఇంక నా కేం భయం. వచ్చినా మరిచిపోనిక!" అని సంతోషపడుతూవుండేవాడు.

గూఢచారులు.... నెత్తిమీదపచ్చలు

గూఢచారుల కీ పచ్చలవిద్య బాగా ఉపయోగపడిందట. వారు కావాలని తలలు నున్నగా చేసుకొనేవారుట. వారు బైటికి తీసుకుపోదలచిన వార్తలుగాని, ప్లానులుగాని వుంటే వాటిని తలమీద పచ్చ పొడిపించుకొనేవారు. కొన్నాళ్ళు ఇంట్లో కూర్చునేవారు. — జుట్టు కొంచెం వచ్చేది.

అప్పుడు బయలుదేరి తమ స్థావరాలకు జేరేవాళ్లు. జేరగానే మళ్లీ తిరుక్షవరం. దాంతో ఆ ప్లానులు వగైరాలు బైటపడేవి. అవి తమ పక్షం వారికి అందించి పెద్ద పెద్ద బహుమతులు స్వీకరించేవారు.

బట్టతలమీద ఎలిజబెత్

ఇటీవల ఒక బ్రిటిష్ పత్రిక వ్రాసింది. ఒక పౌరుడికి బట్టతలవుంది. దానికి అందం, ఆకర్షణా తేవడ మెలాగా అని చాలాకాలం ఆలోచించాడు. చివరికి వుపాయం తట్టింది. — బట్టతలమీద బ్రిటిష్ పట్టమహిషి బొమ్మను పచ్చ పొడిపించుకొన్నాడు. ఇంచుమించుగా ఆ తల ఆ రాణి బొమ్మకి సింహాసన మైంది.

చాలామంది వీపులమీద మాప్‌లూ, ఎల్లనక్షత్రాలు పచ్చ పొడిపించుకొన్నారని కూడా వార్తలు ప్రకటించబడ్డాయి. 1938 లో మృత్యు ముఖానపడ్డ ఒక నావికుడు కనిపించాడు. అతనిమీద 'పచ్చ' వుంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేశారు. కోకోస్ ద్వీపంలో ధనం దాచిన ప్రాంతంఅందులో స్పష్టంగా నమోదు చెయ్యబడి వుంది.

ఇంకా కొన్ని విచిత్రాలున్నాయి, 'పచ్చ'ల్ని గురించి. శాలమన్ అనే ఆయన, భార్య పోరుపడలేక — ఆత్మహత్య చేసుకొన్నాడు. తర్వాత భార్య పశ్చాత్తాపంతో పడింది. తను అనరాని మాటలనడంవల్ల అతగాడు మరణించాడని తెలుసుకొని వాపోయింది. —కాని ఏంలాభం ?—

దీనికంతకూ కారణం తన నాలిక అనే కోపంతో ఆమె నాలికమీద భర్త పేరు పచ్చ పొడిపించుకొంది. ఆతడు బ్రతికివున్నప్పుడుకూడా ఎప్పుడూ ఆమె నాలికలోనే మెదులుతూ వుండేవాడనుకొండి. వచ్చి ఆ స్థానంలో స్థిరమై పోయాడు పాపం!

వంటిమీద వందమంది అందకత్తెలు

ప్రపంచంలోకెల్లా వంటిమీద ఎక్కువ 'పచ్చలు'గలవాడు ఒక అమెరికన్ నావికుడు. పేరు ఎబ్బీహరెన్. ఆయనగారి 'పచ్చల పిచ్చి' సామాన్యమైందికాదు! తను హృదయంలో దాచుకోవడానికి వీలులేనిసుందరాంగు లందరిబొమ్మలూ వంటిమీద చెక్కించుకొన్నాడు. ఒకరా? ఇద్దరా? వందకుపైగా ఫిలిం తారల బొమ్మలు ఆయన శరీరంమీద స్థిరనివాసం ఏర్పరుచుకొన్నాయి. అంతటితో ఆ ప్రాణికి కొంత శాంతి, తృప్తి కలిగి వుంటాయి పాపం.

అంతకన్నా ఘను డింకో ఆయన వున్నాడు. ఆయన గారికి అత్తగారిపోరు ఎక్కువైంది. ఆవిణ్ణి అదుపులోపెట్టే సమర్థత లేకపోయింది. సరాసరి కసితీర్చుకోవడం చేతకాక — ఆవిడ బొమ్మను తన అరికాల్లో పచ్చ పొడిపించుకొన్నాడు. నడుస్తున్నప్పుడల్లా — ఆవిణ్ణి చితక్కొట్టుతున్నానన్న సంతోషం ఆ వ్యక్తిలో కలిగేది కాబోలు పాపం...

సేతిమీద రాములోరి సిత్రం

మనదేశంలో కూడా ఈ ఆచారం ఎక్కువగా వుంది. జానపద జీవితాలలో ఈ పచ్చల్ని గురించి పదాలూ, కథలూ వున్నాయి చాలా.—

"రాములోరి సిత్రాన్ని
సేతిమీద పచ్చొడిసి
సూసుకొని మురుసుకొనే
సిన్నదాన్ని....
మాటంతా నీకివ్వా.!
మనసంతా నీ కివ్వా..
సేతిలోనూ సెయ్యేసి
రాములోరి వంక సూసి
ఒట్టేసి పలు కో సిన్నోడా....
గుట్టుగా మసలుకో సిన్నోడా...."

—ఇలాటి పాటలెన్నో వున్నాయి మనకు. వీటిలో మన సంస్కారం, సభ్యతా కూడా దాగుడుమూత లాడుతూ వుంటాయి.

యువకుడు చేతిమీద కృష్ణుని విగ్రహం పచ్చ పొడిపించుకోవడం... యువతి రాధ చిత్రం చిత్రించుకోవడం... నారి చేతులు ఒకచోట జేర్చి, ముసి ముసి నవ్వులు నవ్వుతూ—

"ఈ జంట మన కంటిలో మెదులుతుంటే— ఇట్లాగే మసలుకొంటే" అని ఆనందపడుతూ వుండటంలో ఎంత సభ్యతవుంది!

ఈ కాలంలో చాలామంది — గాంధీజీ, సుభాష్ బోసు, నెహ్రూజీ మొదలైన నాయకులచిత్రాల్ని కూడా పచ్చపొడిపించుకొంటున్నారు. ఈ మధ్య ఒకాయన చేతిమీద "రెండెద్దులు, నాగలి"బొమ్మ వుందిట.

ఎద్దుపోయి కోడివచ్చే....

వెనుక కాంగ్రెసు టిక్కెట్టుమీద ఎన్నికలకు నిలిచినప్పుడా బొమ్మ వేయించుకొన్నాడట— ఎన్నికల్లో ఓడిపోయినా బొమ్మ అలాగే వుందిట పాపం. రెండోసారి ఎన్నికలకు నిలిచినప్పుడు — 'కోడిపుంజు' రెండో చేతిమీద వేయించుకొన్నాడుట. ఆసారి అంతే అయింది.

బహుశః ఆ బొమ్మల వంక చూసుకొంటూ—

"ఎద్దు పోయి కోడి వచ్చె
ఏమి సేతురా! —
ఈడుపోయి పెరికి వాలె!...
తోటు ఎద్దె నేమి సేతురా"

అని పాడుకొంటూ వుంటాడు పాపం.

భగవంతుణ్ని తలచడ మనేది, కొలవడమనేది మరచినవారు — చేతిమీద రాముణ్ణో, కృష్ణుణ్ణో పచ్చ పొడిపించుకొన్నా— అక్కర లేకున్నా దేవుడు కనిపిస్తూ వుంటాడు. అందులో కొంత పుణ్యంరావచ్చు.

—రావూరు

వొళ్లంతా వొడియాల్లాగా తారల చిత్రాలు

(5 వ పేజీ తరువాయి)

టన్నుల నైట్రోజను ఎరువులను సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవనీ వివరించారు.

పది సంవత్సరాల క్రిందటివరకు అమ్మోనియా సల్ఫేటు ఎరువుల వాడకం మాత్రమే ఎక్కువగా ఉండేదనీ, ఆ తరువాత అమ్మోనియం నైట్రేట్ తరగతికి చెందిన మూడు ఎరువులను ప్రవేశపెట్టడం జరిగిందనీ, శ్రీ పాటిల్ వివరించారు.

ఆహారశాఖ డిప్యూటీమంత్రి శ్రీ ఎ. ఎమ్. థామస్, కేరళ పరిశ్రమలమంత్రి శ్రీ కె. ఎ. దామోదరమీనన్, కేరళ ఆహారమంత్రి శ్రీ ఇ. పి. పౌలోస్ తదితరులు సమావేశానికి హాజరైనారు.

కేరళ రసాయనికఎరువుల కర్మాగారం ప్రభుత్వ ఆధ్వర్యాన నిర్వహించబడుతున్నది. ఈ ఫ్యాక్టరీలో ప్రతిరోజు 100 టన్నుల అమ్మోనియం ఫాస్ఫేట్ ఉత్పత్తి కాగలదు. దేశంలోని అన్ని ఫ్యాక్టరీలలో కంటె అమ్మోనియం ఫాస్ఫేట్ ఉత్పత్తి మొదట ప్రారంభమయి ఇక్కడే అన్ని ఎరువులకంటె అమ్మోనియం ఫాస్ఫేట్ చాలా ముఖ్యమైనది.

అమ్మోనియం ఫాస్ఫేటు ఉత్పత్తి ప్రారంభం కావటంతో ఫ్యాక్టరీ నిర్మాణం మూడు దశలలోను మొదటి దశ పూర్తి కాగలదు. మూడు దశలు పూర్తి అయిన తరువాత ఈ ఫ్యాక్టరీలో 165000 టన్నుల అమ్మోనియం సల్ఫేట్, 1,35000 టన్నుల అమ్మోనియం ఫాస్ఫేట్, 25 వేల టన్నుల అమ్మోనియం క్లోరైట్, 44 వేల టన్నుల సూపర్ ఫాస్ఫేట్, 2501500 టన్నుల సల్ఫ్యూరిక్ ఆసిడ్, 350,000 టన్నుల మిశ్రమ ఎరువులు ఉత్పత్తి కాగలవు.

ప్రధాని నెహ్రూ, ప్రెసిడెంట్ ప్రసాద్, యూనియన్ వాణిజ్యమంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి, కేరళ గవర్నరు శ్రీ వి. వి. గిరి, ప్రభృతులు ఈ సందర్భంలో సందేశాలు పంపారు.

23, 24 తేదీలలో గుప్తమంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం

లక్నో, ఫిబ్రవరి 21.—

ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలోవున్న శ్రీ చంద్రభాను గుప్త మంత్రివర్గంపట్ల సోషలిస్టుపార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై విధాన సభలో ఫిబ్రవరి 23, 24 తేదీలలో చర్చ జరుగుతుంది.

సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ రాజ్ నారాయణసింగ్ నుంచి ఒకటి, ఐదు ప్రతిపక్షాలతోనూ నాలుగింటినుంచి మరొకటి అవిశ్వాస తీర్మానాల నోటీసులు తనకు అందినవని స్పీకర్ శ్రీ ఎ. జి. ఖేర్ తెలియ జేశారు.

మాజీమంత్రి వర్గపక్ష సభ్యుల సమావేశం

మాజీ మంత్రివర్గ పక్ష సభ్యులు నిన్న సాయంత్రం ఇక్కడ సమావేశమయ్యారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెసు పరిస్థితిని గురించి కాంగ్రెసు అధిష్ఠానవర్గంతో తాము జరిపిన సంభాషణల వివరాలను డాక్టర్ సంపూర్ణానంద్, శ్రీ కమలాపతి త్రిపాఠి తెలియ జేశారు.

కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఇటీవల చేసిన తీర్మానంలోని అంశాలను గురించి ఇష్టాగోష్ఠిగా చర్చ జరిగింది. ఇకముందు తీసుకొనదగు చర్యను గురించి నిర్ణయమేమీ గైకొనడం జరగలేదు.

అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు విధానసభ ఆమోదం

శ్రీ చంద్రభాను గుప్త మంత్రివర్గంపట్ల అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి నేడు విధానసభ ఆమోదం తెలిపింది.

విధానసభ నిబంధనలను అనుసరించి తీర్మాన ప్రతిపాదనను అంగీకరించడానికి కనీసం 86మంది సభ్యులు దానిని సమర్థించవలసి వుంది. సోషలిస్ట్ పార్టీ నాయకుడు శ్రీ రాజ్ నారాయణ్ 21 అంశాలతో ప్రతిపాదించిన తీర్మానాన్ని నేడు 88 మంది ప్రతిపక్ష సభ్యులు సమర్థించారు.

బడ్జెట్ ప్రతిపాదనల వెల్లడి

కౌన్సిల్‌లో సభ్యుల అభ్యంతరం

హైదరాబాద్, ఫిబ్రవరి 20:—

లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో నేటి రాత్రి ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి బడ్జెట్‌ను ప్రతిపాదించబోయేముందు కాంగ్రెసు సభ్యుడు శ్రీ జి. రాజారావు లేచి బడ్జెట్ ప్రతిపాదనల వివరాలు 'ఆంధ్రపత్రిక' లో ముందుగానే అచ్చు అయినవని చైర్మన్ దృష్టికి తీసికొని వచ్చారు. ఇది సభాహక్కులకు, ప్రతిష్ఠకు సంబంధించిన విషయమనీ, బడ్జెట్‌ను సాయంకాలం 4 గం. లకు శాసనసభలో ప్రవేశపెట్టవలసి ఉండగా అంతకు చాల ముందుగానే అవి అచ్చులయినవని ఆయన ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశారు.

ఇది సభా హక్కులకు సంబంధించిన విషయమనీ, చైర్మన్ సభా హక్కులను కాపాడాలని శాసనసభలో ప్రవేశపెట్టకముందు బడ్జెట్‌ను పత్రికలకు విడుదలచేయటం అక్రమమని శ్రీ కె. వెంకయ్య (కమ్యూ) అన్నారు.

దానిలో క్రమవిరుద్ధ మేమీలేదనీ బడ్జెట్టును పత్రికలలో అచ్చువేయటంకోసం ఈ సౌకర్యం ఏర్పాటైనదనీ, విజయవాడ, చిత్తూరు, మద్రాసులలో నిర్దిష్టమైన సమయంకు బడ్జెట్‌ను విడుదల చేయటానికి ఏర్పాట్లు జరిగినవని శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఇది సంప్రదాయమని కూడ ఆర్థికమంత్రి చెపారు.

సభా హక్కుల ఉల్లంఘన జరిగినదని భావించే వారు ఆ విషయాన్ని వ్రాతపూర్వకంగా ఇయ్యాలని చైర్మన్ శ్రీ మాడపాటి హనుమంతరావు చెప్పారు.

బడ్జెట్‌ను శాసనసభకంటె ముందు పత్రికలకు విడుదలచేయటం విచక్షణలేకపోవటమే అని శ్రీ చీకటి పరుశురామనాయుడు అన్నారు. ఈదశలో చైర్మన్ కలిగించుకొని ఆర్థిక మంత్రిని బడ్జెట్ ప్రతిపాదించుమని చెప్పగా ఆయనబడ్జెట్ ప్రతిపాదించారు.

కాంగోపై భద్రతాసంఘం చర్చ

(1 వ పేజీ తరువాయి)

రష్యా భద్రతాసంఘంలో వీటో ప్రయోగించడానికి యిది 93 వ సారి.

ఆఫ్రో-ఏషియన్ రాజ్యాల తీర్మానాన్ని భద్రతా సంఘం ఆమోదించటం శ్రీ హామర్‌షెల్డ్‌ను సమర్థించటమే కాగలదని రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు.

భద్రతా సంఘం నేటి మధ్యాహ్నం సమావేశమైనప్పుడే లైబీరియన్ ప్రతినిధి శ్రీ జార్జి పాడ్మోర్ తలవని తలంపుగా లన కొత్త ముసాయిదాను చదివారు.

ఆయన లన యీ తీర్మానాన్ని వెంటనే అధికారరీత్యా ప్రతిపాదించలేదు. సభ్యులలో పెక్కుమందికి అది నచ్చితే తాను తక్షణమే అధికారపూర్వకంగా ప్రతిపాదించగలనన్నారు.

ఇండియా ప్రతినిధి హెచ్చరిక

కసావుబూ, ఇలియో ప్రభుత్వం సాగిస్తున్న దారుణ హత్యాకాండ ఫలితంగా భద్రతా సంఘం చర్యలు మరింత దుర్భటం కాగలదన్నారు. యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ సింహళం లైబీరియాలు శుక్రవారంనాడు ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కాంగోలో అంతర్యుద్ధ నివారణకు తుదిచర్యగా సమితి బలప్రయోగానికి పూనుకోవాలన్నవి.

ఈ ఆఫ్రో-ఏషియన్ రాజ్యాల తీర్మానం శ్రీ లుముంబా, ఆయన యిద్దరు సహచరుల మరణం విషయంలో నిష్పాక్షిక విచారణ జరిపించాలనికూడా సూచించింది.

భద్రతా సంఘం జాప్యంపై ఇండియా ప్రతినిధి విమర్శ

తాపీగా, ఏదో ఒకవిధమైన అవాస్తవికత స్ఫురించే పరిస్థితిలో వ్యవహరిస్తున్నందుకు శ్రీ ఝా భద్రతా సంఘాన్ని నిందించారు.

కాంగోలో యిప్పటికే పరిస్థితి మహా ప్రమాదకరంగా పరిణమించిందనీ యిది మిత్రరాజ్య సమితి అధికారానికి గొప్ప సవాల్ అనీ శ్రీ ఝా అన్నారు.

ఇండియా ప్రతినిధి శ్రీ ఝా ఇంకా ఈవిధంగా అన్నారు:

"ఇది మహా విషమస్థితి. ఈ సవాల్‌ను ఎదుర్కొనక, యింకా జాప్యం కొనసాగించినట్లయితే, భావితరాలవారు భద్రతా సంఘం ఈనాడు ఉపేక్షచేసినదాని ఫలితాన్ని, పర్యవసానాన్ని అనుభవించగలరు.

"కాంగోలో సమితి వైఫల్యం పొందిందనే పెక్కుదేశాల అభిప్రాయంతో ఇండియా ఏకీభవిస్తున్నది. అయితే ఈ వైఫల్యానికి బాధ్యత మొత్తంమీద మిత్రరాజ్య సమితిదేనని చెప్పవచ్చు. దీనికి సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ జవాబుదారీ అని ఇండియా భావించలేదు.

"ఆఫ్రో-ఏషియన్ రాజ్యాల తీర్మానాన్ని అమలు జరపడంలో మిత్రరాజ్యసమితికి సంబంధించినంతవరకు అది నిష్పాక్షికంగానే వ్యవహరించాలి.

"కాంగోలో సాగుతున్న అమానుష హత్యాకాండను బాహాటంగా నిరసించాలి. ఈ హత్యలు చేస్తున్నవారు ప్రేరేపిస్తున్నవారు విచారణకు గురికాబడగలరని స్పష్టీకరించాలి. భద్రతాసంఘం తనకు తానై నిర్ణయాలు చెయ్యలేకపోయిన పక్షంలో ఈ విషయంలో ఎక్కువ మనస్తాపం కినుక పొందిన రాజ్యాలు తమకుతామై నిర్ణయాలు చేసుకోవచ్చునని ఇండియా తలపోస్తున్నది.

"మా ప్రతినిధివర్గం అరబ్ రిపబ్లిక్, సింహళం, లైబీరియాల తీర్మానాన్ని సమర్థిస్తున్నది. ఈ అరాచకపు మారణ కాండను సహింపజాలమని కాంగోను భద్రతా సంఘం హెచ్చరించాలి. ఇది మిత్రరాజ్య సమితికే సవాల్.

"శ్రీ లుముంబా ప్రభృతుల హత్య యావత్ ప్రపంచానికి జుగుప్సకలిగిస్తున్నది. శ్రీ లుముంబా మరణం విషయంలో నిష్పక్షపాత అంతర్జాతీయ విచారణ జరిపించాలి. శ్రీ లుముంబా హత్యతో కాంగో నాయకుల మధ్య సామరస్యావకాశాలు తగ్గిపోయాయి. ఇటువంటి దౌర్జన్యాలు, సంఘర్షణలు లియోపాల్డ్‌విల్లిలో చెలరేగవచ్చునని సమితి ప్రత్యేక ప్రతినిధి తెలుపుతున్నారు. శ్రీ లుముంబా రాజకీయ ప్రత్యర్థుల మూక ఉమ్మడి అరెస్టులను అతి తీవ్రమయిన పరిణామంగా పేర్కొనక తప్పదు.

"కాటంగా అధికారులు లుముంబా మృతికి బాహాటంగానంతోషిస్తున్నారు. జనరల్ ఇయాస్సో దర్యాప్తు చేయడానికి నిరాకరించారు. శ్రీ రాజేశ్వరదయాళ్ నివేదికను బట్టి కాటంగాలో 5,000 మంది సాయుధులైన సైనికులు ఉత్తర కాటంగాపై దాడికి సిద్ధంగా ఉన్నారు."

శ్రీ దయాల్ పంపిన నివేదిక కాటంగా సైనికులు గ్రామాలను ధ్వంసం చేస్తున్నట్లు ఓరియంటల్, కివూ రాష్ట్రాలు ఆదుపులోగల సైనికులకు మధ్య సంఘర్షణలు జరుగుతున్నట్లు పేర్కొన్నది.

ప్రెసిడెంట్ కసావుబూకు అనుకూలంగావున్న మేజరు జనరల్ మొబుటూబలాలు ఓరియంటల్ రాష్ట్రంపై ముట్టడికి కాంగో నదీతీరంమీదుగా, పురోగమిస్తున్నవనికూడా శ్రీ దయాల్ నివేదిక పేర్కొంటున్నది.

"కాంగో సమస్యను సైనికంగాపరిష్కరింపవలసిన పరిస్థితి యిది. ఈ అంతర్యుద్ధ నివారణకు భద్రతాసంఘం శీఘ్రంగాచర్యతీసుకోవలసి వుంది. లేకపోతే కాంగో ఆఫ్రికాలోని విస్తృత ప్రాంతాలు మహా కల్లోలంలో చిక్కుకోవచ్చు. విదేశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జోక్యం పెట్టుకొనక తీరని పరిస్థితి ఏర్పడవచ్చు.

"శ్రీ లుముంబా హత్య జరుగవచ్చుననే సూచనలు ముందుగాజరిగినప్పటికీ దానిని భద్రతా సంఘం వారించలేకపోయింది."

"కనుకనే అంతర్యుద్ధ నివారణకు భద్రతాసంఘం పూనుకోవడం దాని తక్షణ కర్తవ్యం. దీనివల్ల ఆ దేశాలు తగ్గి సామరస్యం సాధించడానికి పార్లమెంటు పునస్సమావేశానికి అవకాశ మేర్పడుతుంది. ఇదే కాంగో స్వాతంత్ర్య సమైక్యతల రక్షణకు దారితీయగలదు.

సవరణచేసిన తీర్మానం

భద్రతాసంఘం నేటి మధ్యాహ్నం సమావేశమయినప్పుడు అరబ్ రిపబ్లిక్, సింహళం, లైబీరియాలు సవరణ చేసిన పిదప సమిష్టిగా ప్రతిపాదించిన తీర్మానాన్ని యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ ప్రతినిధి శ్రీ ఓమార్‌లేఫ్టీ ప్రవేశపెట్టారు.

కాంగోలో రాజకీయనాయకుల హత్యలను నిరసించాలని ఈ తీర్మానం పేర్కొన్నది

తమ తీర్మానానికి చర్చలో ప్రాధాన్యం యిచ్చి త్వరలో ఓటుకు పెట్టాలని శ్రీ లేఫ్టీ కోరారు.

ఈ దారుణ చర్యలను నిరోధించడానికి మిత్రరాజ్యసమితి వెంటనే చర్య తీసుకోవాలని ఈ నేరాలకు బాధ్యులెవరో విచారణచేసి, తెలుసుకోవాలని కూడా యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్ ప్రతినిధి అన్నారు.

అమెరికా సమర్థన

ఆఫ్రో-ఏషియన్ రాజ్యాలు తొలుత ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికాసమర్థించగలదని అమెరికన్ ప్రతినిధి శ్రీ స్టీవెన్‌సన్ అన్నారు.

భద్రతాసంఘం ఆమోదించే ఏ తీర్మానాన్ని అయినా, సెక్రటరీ జనరల్ శ్రీ హమర్‌షెల్డ్ అమలుజరుపవలసి వుంటుందని రాయభారాల ద్వారా ఒడంబడికకు అవకాశం లేదని తోచిన సందర్భంలోనే బలప్రయోగానికి పూనుకోవాలనికూడా శ్రీ స్టీవెన్‌సన్ అన్నారు.

మొబుటూతో సమితి సేనాని చర్చ

స్టాన్లీవిల్లీపై దాడిని నిలవరించే సందర్భంలో

('ఆంధ్ర ప్రభకు ప్రత్యేకం')

లియోపాల్డ్‌విల్లి, ఫిబ్రవరి 20:—

సమితి సేనాని లెఫ్టినెంట్ జీన్‌మెకియాన్ (ఐర్లెండ్) స్టాన్లీవిల్లీపై దాడి జరపకుండా మొబుటూ బలాలను నిలవరించడం విషయమై మేజర్ జనరల్ మొబుటూతో స్వయంగా జోక్యం పెట్టుకోడానికి ఉద్దేశించినట్లు నేడు యిక్కడ ప్రకటింపబడింది. లెఫ్టినెంట్ మెకియాన్ జనరల్ మొబుటూతో ఈక్వెటార్ రాష్ట్రంలో ఒకచోట రేపు కలుసుకోగలన్నారని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వర దయాళ్ పత్రికా ప్రతినిధులతో అన్నారు.

వాషింగ్‌టన్, ఫిబ్రవరి 21:— కెనడా ప్రధాని డీఫెన్ బేకర్‌తో మూడు గంటలపాటు నిన్న ప్రెసిడెంట్ కెన్నెడీ సమావేశమై ప్రపంచ సమస్యలపై చర్చించారు. దేశరక్షణ, శాంతిభద్రతలను గురించి వీరు చర్చించారు.

ఈ ఏడాదిలో ఆహార ధరల పరిస్థితి

మరింత మెరుగుగా వుండగలదని డిప్యూటీ మంత్రి శ్రీ కృష్ణప్ప ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21:—

1961లో ఆహారధాన్యాల ధరలు ఎంతవరకు తగ్గగలవన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ, మొత్తంమీద ఈ సంవత్సరంలో ధరలు సరసంగానే ఉండే సూచనలు కనుపిస్తున్నవని వ్యవసాయశాఖ డిప్యూటీమంత్రి శ్రీ యం. వి. కృష్ణప్ప నేడు లోకసభలో తెలియజేశారు.

దేశంలో ఖరీఫ్ పంటలు, రబీపంటలు తృప్తికరంగా ఉన్నవని మంత్రి అన్నారు.

శ్రీ ఎస్. ఎం. బెనర్జీ మరికొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, డిప్యూటీ మంత్రి శ్రీ ఎం. వి. కృష్ణప్ప పై విషయాలను తెలిపారు.

ఉత్తర దేశంలోని కొన్ని ప్రాంతాలలో వానలవల్ల వరదలవల్ల కొంత నష్టం కలిగినప్పటికీ, మొత్తంమీద గోధుమపంట పరిస్థితి తృప్తికరంగానే ఉన్నదని ఆయన అన్నారు.

గత సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన చక్కెరలో అయిదు లక్షల టన్నుల మిగులు కనిపిస్తున్నదనీ, ఈ సంవత్సరంలో ఈ మిగులు 6 లక్షల టన్నులకు పెరుగవచ్చుననీ, శ్రీ ఎం. వి. కృష్ణప్ప వివరించారు.

ఇండియా చెక్కెర కొనవలసిందిగా అమెరికాను అభ్యర్థించడానికై ఒకరాయబారవర్గం అమెరికాకు పంపబడినదనికూడా ఆయన చెప్పారు.

చక్కెరకోటాల నిబంధనలను సడలించవలసిందిగా రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించటం జరిగిందని, దేశంలోని అన్ని ప్రాంతాల చక్కెర అవసరాలనూ తీర్చగల పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదనీ డిప్యూటీమంత్రి చెప్పారు.

సోషలిస్టు పద్ధతి సమాజ స్వరూపం

నిర్వహించటానికి సంఘం ఏర్పాటు

ఢిల్లీ, ఫిబ్రవరి 21:—

కాంగ్రెసుపార్టీ ఆదర్శమైన 'సోషలిస్టు పద్ధతి సమాజం' అంటే ఏమిటో నిర్వచించి స్థూలంగా దాని స్వరూపం రూపొందించటానికి కాంగ్రెసు పార్లమెంటరీపార్టీ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది.

దాదాపు పందమంది సభ్యులుగల ఈ సంఘం మొదటి సమావేశం రేపు జరుగుతుంది.

ఇలాంటి సంఘం ఒకదానిని నియమించాలని కొందరు సభ్యులు గత డిసెంబరు మాసంలో సూచించి ఉన్నారు.

ప్రెసిడెంట్ ప్రసంగంపై అభినందన తీర్మానం

రాజ్యసభచే ఏకగ్రీవ ఆమోదం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21:—

ప్రెసిడెంటు ప్రసంగంపై తీర్మానాన్ని నేడు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

హోంమంత్రి శ్రీ పంత్ అస్వస్థతగా ఉన్న కారణాన ఆయన తరుఫున న్యాయమంత్రి శ్రీ అశోక్‌సేన్ ప్రెసిడెంట్ ప్రసంగంపై జరిపిన చర్చకు సమాధానం చెప్పారు.

తాజా వార్తలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21:—

నేటిరాత్రి గం. 11 లకు పండిట్ పంత్ ఆరోగ్య పరిస్థితిని తిరిగి పరిశీలించిన డా. బి. సి. రాయ్ పత్రికా విలేఖరులకు ఇలా తెలియజేశారు: "ఆయన పరిస్థితిలో మార్పేమీలేదు. విషమించలేదు" అన్నారు.

రాత్రి గం. 11—30 లకు విడుదల చేయబడిన ఆరోగ్య నివేదికలో శ్రీ పంత్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే వున్నప్పటికీ జాగ్రత్తగా కనిపెట్టుకొని వుండవలసియున్నదని అన్నారు. ఈ నివేదికపై డా. బి. సి. రాయ్, డా. పి. సి. గండా, డా. రావు, డా. హెచ్. యల్. ఛోప్రా, డా. పి. దేశ్‌పాండే సంతకాలు చేశారు.

డా. రాయ్‌ని ఆయన కార్యక్రమం విషయమై ప్రశ్నించగా రేపు నిర్ణయించుకుంటా మన్నారు.

ఎలిజబెత్‌విల్లి, ఫిబ్రవరి 21:—

లుముంబా అనుకూల స్టాన్లీవిల్లీ ప్రభుత్వాధినేత గిజెంగాను, ఇదితర కాంగో నాయకులను తాను రౌండ్ టేబిల్ సమావేశానికై జెనీవాకు ఆహ్వానించినని కాటంగా ప్రెసిడెంటు షోంబీ నేడు ప్రకటించారు. ఈ సమావేశం మొదట జెనీవాలోను, పిమ్మట ఎలిజబెత్‌విల్లీలోను జరుగుతుంది. షోంబీ ఆహ్వానించిన ఇతర నాయకులలో కసావుబూ, కలోంజీలు కూడా కలరు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 21:—

నేటి ఓపెనింగ్	32.73
నేటి క్లోజింగ్	32.83

సంఘంలో కళాకారుల స్థానం విశిష్టమైనది

హైద్రాబాద్‌లో చిత్రకళాప్రదర్శనను ప్రారంభిస్తూ గవర్నర్ భీమసేన్ సచార్ ఉద్ఘాటన

హైద్రాబాద్, ఫిబ్రవరి 21:—

సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ బి. వి. నరసింహారావు, ఆయన సతీమణి శ్రీమతి కరుణరావులు రచించిన చిత్రపటప్రదర్శనను ప్రారంభిస్తూ గవర్నర్ శ్రీ భీమసేనసచార్ చిత్రకారులకు, శిల్పులకు సంఘంలో మరువరాని విశిష్టమైనస్థానం వున్నదని ఇప్పుడు కాకపోయినా, మరి కొంతకాలానికైనా ప్రజలు వారి సృజనాత్మకశక్తిని మెచ్చుకొని వారు సృష్టించిన కళారూపాలవిలువను గుర్తించితీరుతారని ఉద్ఘాటించారు.

కళాకారులు తమ భావాలకు ఆదర్శాలకు ఒక ఉత్తమ కల్పన చేస్తారని, తమ భావాని కొక రూపును, రీతిని చేకూర్చుతారని, కాగా కళాత్మకమైన ఈ రీతులు, వారి భావాలను ఆచంద్రతారార్కం శ్లాఘింపబడేటట్లు చేస్తాయని గవర్నర్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు. మానవ ఆకృతులను యథాతథంగా అచ్చుకొట్టినట్లు తయారు చేయడంలో, కళాకారులు సంతృప్తిపడరనీ, నూతన రూప ఆవిష్కరణకు, తమ సృజనాత్మక శక్తిని వినియోగిస్తారనీ, కాగా ఆ కళామూర్తులు మనల్ని ఆలోచింపచేసేటట్లు ప్రేరణ కలిగింపగలవని ఆయన అన్నారు.

శ్రీ నరసింహారావు దంపతులు తమ కళాసృష్టివల్ల భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ని ప్రపంచానికి పరిచయంచేశారని, ఇకముందు మరింతశక్తిని సాధించగలరని విశ్వాసం తమకు కలదని ఆయన అన్నారు.

అంతకుముందు ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, కళాకారులను సభ్యులకు పరిచయం చేస్తూ వారిద్దరు, పారిస్‌లో అనేక సంవత్సరాలు విద్య నభ్యసించి, ఆ విద్యాగంధాన్ని, పరిమళాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చారని అన్నారు.

పిమ్మట శ్రీ బి. వి. నరసింహారావు ప్రసంగిస్తూ కళాకారుడు సమాజంలో మానవతను వ్యాపింపచేటట్లు చేస్తాడని అన్నారు.

కార్యదర్శి శ్రీ జయసేన్, సభ్యులకు అతిథులకు స్వాగతం పలికారు. సహాయ కార్యదర్శి శ్రీ మధుసూదనరావు, కృతజ్ఞతాభివందనాలు తెలియచేశారు.

సభకు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, శ్రీ బ్రహ్మానందరెడ్డి, పి. వి. జి. రాజు ప్రభృతులు హాజరయారు.

జపాన్ ప్రధాన మంత్రికి ఇండియా ఆహ్వానం

టోక్యో, ఫిబ్రవరి 21:—

భారతదేశాని కొకసారి రావలసినదిగా ఇండియా ప్రభుత్వం జపాన్‌ముఖ్యమంత్రిని ఆహ్వానించింది. ఆయన ఈ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆయన ఎప్పుడు వచ్చేదీ తరువాత నిర్ణయింపబడుతుంది.

గిజెంగా ప్రభుత్వంతో చైనా దౌత్య సంబంధాలు

పెకింగ్, ఫిబ్రవరి 21:—

స్టాన్లీవిల్లీలో శ్రీ ఆంటోయిన్ గిజెంగా ఏర్పాటుచేసిన కాంగో ప్రభుత్వంతో పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పాటుచేసుకుని, రాయబారుల వినిమయం జరుపుకొనబోతున్నట్లు చైనా ఇవాళ ప్రకటించింది.

"కాశ్మీర్ సరిహద్దు చర్చలకు పాక్, చైనాలకు హక్కు లేదు"

లోక్‌సభలో కమ్యూనిస్టు నాయకుడు శ్రీ డాంగే స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:—

సరిహద్దుసమస్య విషయమై చైనా ఉద్యోగులతో జరిపిన చర్చలలో భారతీయోద్యోగులు తమ బాధ్యతను సర్వవిధాల సమగ్రంగా నిర్వహించారనీ, ఇండియా వాదానికి బలంచేకూరే విధంగా సమర్థంగా వ్యవహరించారనీ, కమ్యూనిస్టు నాయకుడు శ్రీ యస్. ఎ. డాంగే నేడు లోకసభలో ప్రకటించారు. ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో సరిహద్దు నిర్ణయం విషయంలో పాకిస్తాన్‌తో చైనా చర్చలుజరపడం 'నైతికంగా' కాని 'రాజకీయంగా' కాని అనుచితమని అసంబద్ధమని శ్రీ డాంగే తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇండియా—చైనా సరిహద్దు సమస్యను రాజకీయ స్థాయిలో పరిష్కరించడానికి కృషిచేయాలని శ్రీ డాంగే అన్నారు.

నేడు లోకసభలో ప్రెసిడెంట్ ప్రసంగంపై చర్చ ప్రారంభమయిన సందర్భంలో శ్రీ డాంగే పై విషయాన్ని ప్రకటించారు.

ఆక్రమిత కాశ్మీరు ప్రాంతములోని సరిహద్దు విషయమై పాకిస్తాన్‌తో చర్చలు జరిపేహక్కు ప్రపంచంలో ఏ రాజ్యానికీ లేదని శ్రీ డాంగే అన్నారు.

శ్రీ డాంగే పై ప్రకటన చేయడానికి ముందు కాంగ్రెసు సభ్యుడు శ్రీ భక్తదర్శన్ ప్రెసిడెంట్ ప్రసంగంపై అభినందన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, చైనావైఖరిని తీవ్రంగా విమర్శించారు.

ప్రభుత్వ రంగంలో ప్రయివేటు వ్యాపారస్థులు వాటాలుకొనే విషయాన్ని గూర్చిన ప్రస్తావన రాగా, వాణిజ్యమంత్రి శ్రీ లాల్‌బహదూర్‌శాస్త్రి, ప్రభుత్వం నిర్వహించే పరిశ్రమలలో ప్రైవేటు వ్యాపారస్థులు నూటికి 5 వంతులు, లేక, 10 వంతులు వాటాలు కొన్నంతమాత్రాన ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటు వ్యాపారస్థుల స్వాధీనమైనట్లు భావించరాదని వివరించారు.

షోంబీచే కాటంగా సైన్యాల సమీకరణ

సమితి కాంగోపై యుద్ధం ప్రకటించిందని ఆరోపణ

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 21:—

కాటంగాలోవున్న శ్వేతజాతీయులతోసహా సైనికుల నందరిని సమీకరించడానికి నేడు కాటంగా రాష్ట్ర ప్రెసిడెంట్ షోంబీ ఉత్తర్వు కావించాడు.

"మిత్రరాజ్య సమితి కాంగోపట్ల తాజా నిర్ణయం దృష్ట్యా ప్రజలప్రాణాలకు ఆస్తులకు ప్రమాదం వచ్చిపడినదని, కాగా, తాను తన సైన్యాలను సమీకరించడానికి ఉత్తర్వులు జారీ చేశానని షోంబీ నేడు తన బ్రాడ్కాస్టింగు ఉపన్యాసంలో పేర్కొన్నాడు.

రావల్పిండి, ఫిబ్రవరి 21:—

ఆజాద్ కాశ్మీర్ సరిహద్దు సమస్యపై చైనాతో సంప్రదింపులు జరపడం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం తెలియ చేసిన ఆక్షేపణ పత్రాన్ని పాకిస్తాన్ విదేశాంగమంత్రిత్వ శాఖ యింకా పరిశీలిస్తున్నదని, పాక్ విదేశాంగ మంత్రి మంజూర్ నేడిచ్చట తెలియ చేశారు.

సాంఘిక సేవా కార్యక్రమాలు

నిస్వార్థులైనవారికి అప్పగించాలని మంత్రి శ్రీ పి. వి. జి. రాజు సూచన

హైద్రాబాద్ ఫిబ్రవరి 21:—

నేము నగర రాజకీయవేత్తలవలె పూర్తిగా ఎన్నికల రాజకీయాలకు లోనై సాంఘిక సేవలు మర్చిపోయేవారిని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి శ్రీ పి. వి. జి. రాజు నిన్న రాత్రి విమర్శించారు.

శ్రీ రాజు భారత సాంఘిక సేవాసంఘం ఆంధ్రశాఖ అధ్యక్షులుగా వున్నారు. సాంఘిక సేవాసంఘంవారు జరిపిన 'సంక్షేమ దినం' సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ సంఘ సేవా కార్య క్రమాలు నిస్వార్థులైన త్యాగ ధనులకు అప్పచెప్పాలన్నారు. సాంఘిక సేవ అనేది బీదరికాన్ని తొలగించి అనాథలను ఉద్ధరించడానికి ఉపయోగపడాలన్నారు. దాంట్లో రాజకీయ అధికారాలకు తావు వుండరాదని, మానవ సేవే ముఖ్య ఆదర్శంగా వుండాలనీ అన్నారు. ప్రభుత్వ ప్రణాళికాశాఖ కార్యదర్శి శ్రీ పి. నరసింహం ప్రసంగిస్తూ సాంఘిక సంక్షేమంఅంటే మొత్తంజాతియొక్కసంక్షేమమే నన్నారు. తృతీయ ప్రణాళికలో జనాభాను అదుపుచేయడం ప్రధానమైనదిగా వుందన్నారు. ఆహారకొరత నివారణకు మానవ శక్తినంతా ఉపయోగించాలన్నారు. నిరుద్యోగ సమస్యను తొలగించాలనీ, ఆసమస్య తొలగకపోతే ఏఇతర సమస్య పరిష్కరింప లేమనీ అన్నారు.

శ్రీమతి రోడామిస్త్రీ, శ్రీయుతులు జానకీ ప్రసాద్, మహమద్ సుల్తాన్ ప్రభృతులు కూడా ప్రసంగించారు.

మేయర్‌పై అభిశంసన తీర్మానం ఉపసంహరణ

శ్రీ పల్లంరాజు కృషి ఫలితంగా కార్పొరేషన్ కాంగ్రెస్‌పార్టీలో నిర్ణయం

హైద్రాబాద్, ఫిబ్రవరి 21:—

హైద్రాబాద్ కార్పొరేషన్ మేయర్ శ్రీ వేదప్రకాష్ దుసాజ్‌కి వ్యతిరేకంగా శ్రీ రామమూర్తినాయుడు, మరి 21 మంది కాంగ్రెస్ సభ్యులు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం ఉపహరింపబడనున్నది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షులు శ్రీ పల్లంరాజు నేటిరాత్రి ఏర్పాటుచేసిన కార్పొరేషన్ కాంగ్రెస్‌పార్టీ సమావేశంలో పై విధంగా నిర్ణయంజరిగింది.

హైద్రాబాద్ మేయర్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించడానికై శ్రీ రామమూర్తి నాయుడు లోగడ ఒక నోటీస్ ఇచ్చినట్లు, మేయర్‌పై తీవ్రమైన తొమ్మిది ఆరోపణలు కావించినట్లు ఆంధ్రప్రభ పాఠకులకు విదితమే.

కార్పొరేషన్ సభ్యుల విశ్వాసాన్ని మేయర్ పోగొట్టుకున్నారు కనుక ఆయన తనపదవికి రాజీనామా యివ్వాలని శ్రీ రామమూర్తి నాయుడు పేర్కొన్నారు. పిమ్మట ఆయనతో 21 మంది కాంగ్రెస్ సభ్యులు ఏకీభవించారు. కార్పొరేషన్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని, ఆ సమావేశంలో అభిశంసన తీర్మానాన్ని చర్చించాలని కోరుతూ, శ్రీ రామమూర్తి నాయుడు మరి 21 మంది కాంగ్రెస్ సభ్యులు, కార్పొరేషన్ కార్యదర్శికి రిక్విజిషన్ నోటీస్ యిచ్చారు.

దీనిపై మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ, శ్రీ రామమూర్తి నాయుడుపై ఎందుకు క్రమశిక్షణచర్య తీసుకోరాదో తెలియచేయ

(మిగతా 1 వ కాలంలో)

(1 వ కాలం తరువాయి)

వలసినదిగా ఆయన కొక నోటీస్ యిచ్చింది. కాగా, నేటిరాత్రి శ్రీ పల్లంరాజా ఆధ్యక్షతన కార్పొరేషన్ కాంగ్రెస్‌పార్టీ సమావేశం జరిగింది. ఉపాధ్యక్షులు మీర్ అహమ్మద్ ఆలీఖాన్, శ్రీ కె. వి. నరసింగరావు, శ్రీ పరోత్తమరెడ్డి ప్రభృతులు ప్రత్యేకాహ్వానంపై సమావేశానికి హాజరయారు.

సమావేశం దాదాపు మూడుగంటలసేపు జరిగింది. సమావేశానంతరం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ వి. బి. రాజ విలేకరులతో మాట్లాడుతూ, శ్రీ రామమూర్తి నాయుడు, మరి 21 మంది కాంగ్రెస్ సభ్యులచే కార్పొరేషన్‌కు పంపబడిన ఈ అభిశంసన తీర్మానం ఉపహృతం కాగలదని, ఇది సమావేశంలో నిర్ణయింపబడినదని తెలియచేశారు.

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
64 పేజీలు 1-3-61 25 న. పై.

కథలు

మానవుడు — ముప్పాళ రంగనాయకమ్మ
హృదయగానం — కందికొండ రవివర్మప్రసాద్
జిగీష — ముద్దంశెట్టి హనుమంతరావు
ఆదర్శాల అడుగున — రావూరు భరద్వాజ
పరికల్పం — కందుకూరి లింగరాజు

వ్యాసాలు

కాంగో కథనం, కాలకూట మథనం — సంపాదకీయం
ఊహాగానం
పునర్వికాసం — లోకాలోకనం
బేడాఘాట్ — సచిత్ర వ్యాసం
విశ్వాంతరయాత్ర — వసంతరావు వెంకటరావు
పురందరదాసుడు — కోమలం దొరైరాజన్
వారఫలాలు — కోటయ్యశాస్త్రి
సాముద్రికం — శార్వరి

ప్రమదావనం

బంధువులా — మాలతీచందూర్
జవాబులు — ....
వంకాయతో వంటలు

చిత్రప్రభ

చిత్రలోకంలో వార్తలు, జిస్ దేశ్ మే గంగా బహతీ హై
హిందీచిత్రాల వార్తలు

బాలప్రభ

పిల్లి - ఎలుక (గేయం) — కవిరావు
రామేశంగారి అబ్బాయి — సాగరశ్రీ

గరీబ్ ఉభయతారకం



ఈ పశులకు టీకాలు వేసేందుకు మనం పశువులడాక్టర్ని తీసుకురావాలి

మన సహకార పాలకేంద్రానికి కొన్ని పశువులు చేరేవరకు ఆగటం మంచిది

దీనివలన ఒరిగేదేమిటి?

పశువుల్ని చూడటానికి డాక్టరు వచ్చినపుడు అయితే మనం ఆయన వలన వుచితంగానే చేయించవచ్చు.

ఆంధ్రప్రభ
ప్లవ సంవత్సర పంచాంగం

ఆంధ్రప్రభ ప్లవ సంవత్సర పంచాంగాన్ని యథాతథంగా ఈ ఏడు కూడా ప్రచురిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. తెలుగు ఉగాది మార్చి 17 న అవుతుంది. ఆలోగానే, అంటే ఫిబ్రవరి నెలాఖరునాటికే ప్లవ సంవత్సర పంచాంగం విక్రయానికి సిద్ధంగా ఉంటుంది.

హిందువులకు పంచాంగం అత్యంత ముఖ్యమైనది. సుప్రసిద్ధ సిద్ధాంతి శ్రీ కె. ఎస్. రామమూర్తిశర్మగారు ఈ పంచాంగాన్ని తయారుచేశారు.

తెలుగులో ఆంధ్రప్రభ పంచాంగానికి ఎప్పుడూ అత్యంత ఆదరాభిమానాలు ఉంటూన్నవి. ఒక ప్రతి వెల: 25 నయా పైసలు మాత్రమే. ఈసారి కూడా తెలుగు ప్రజలు అటువంటి ఆదరాభిమానాలనే వ్యక్తపరుస్తారని విశ్వసిస్తున్నాము.

సర్క్యులేషన్ మేనేజరు.

'భారత్' వారి

ప్రఖ్యాత

పేము కుర్చీలు

అన్నిచోట్లా చాలా అవసరం.
అమ్మకానికి తయారు. ఒకసారి సందర్శించండి.
శ్రీ జయభారతం అండ్ కో (రిజిస్టర్డ్)
182, రాయపేట హైరోడ్, మద్రాసు 14.
సచిత్ర ఉచిత క్యాటలాగుకై అడగండి.
JBA/3.

కోల్ బోర్డు (సర్కిల్ నెం 5)

దిగువ తెంపరరీ ఉద్యోగములకు దరఖాస్తులు కోరబడుతున్నవి. జీతం స్కేలు రు 70—1—80— ఇ బి — 1—85 ఉన్ను అనుమతింవ బడు అలవెన్సులున్ను.

1. ప్యూనులు (3 ఖాళీలు)
2. చైన్‌మెన్ (1 ఖాళీ)
3. శాంప్లింగు కళాశీలు (3 ఖాళీలు)

ప్యూనుకు, చైన్‌మెన్‌కు దరఖాస్తులు పెట్టుకునే అభ్యర్థులు 8 వ తరగతికి తగ్గకుండ పరిజ్ఞానం కలిగివుండవలెను. శాంప్లింగు కళాశీలకు దరఖాస్తు చేయువారు బాగా కాయకష్టము చేయకలిగి బొగ్గు ప్రక్రియలో అనుభవం కలిగి ఉండవలెను.

పై మూడురకాల ఉద్యోగముల విషయంలో లోగడ అనుభవమున్నవారికి ప్రాధాన్యమివ్వబడును.

వయః పరిమితి: 25 సం. లోపు.

దరఖాస్తులు ఇన్‌స్పెక్టింగు ఆఫీసర్, కోల్ బోర్డు (సర్కిల్ నం. 5) పట్‌లాతఉట్టు, పోస్టు జున్నార్డియో, డిస్ట్రిక్టు చింద్వారా (ఎం.పి.) కి 15—3—61లోగా చేరవలెను.

ఎల్. ఎస్. ఉదయా

మోటార్ డ్రైవింగ్ స్కూలు

బెంగుళూర్ రోడ్, వేలూర్. యస్. ఎ.

మేము రెండు నెలలలో మెకానిజంతోపాటు డ్రైవింగ్ నేర్పించి గవర్నమెంటు డ్రైవింగ్ లైసెన్సు తీసి ఇవ్వెదము. ఫస్టుఎయిడ్‌క్లాసు కూడా గవర్నమెంటు డాక్టరుచే జరిపి సర్టిఫికేటు తీసి ఇవ్వబడును.

రుసుము 2 నెలల కోర్సు 125 రూ. 1 నెల స్పెషల్ డ్రైవింగ్ కోర్సు 155 రూ హాస్టల్. వివరములకు 25 న.పై. స్టాంపులుపంపవలెను.

మేనేజర్, పి. మార్టిన్ జాకిబ్.

కొత్త తారలు

ఒక ఇండియన్ ఫిలిముకు కావలెను. తగిన బాల బాలికలకు మంచి తరుణం. సెలెక్షన్ తరువాత 2 సం. కంట్రాక్టు. ఇండియాలో 32 సెంటర్లలో ఇంటర్‌వ్యూ. శ్రీ ప్రాస్పెక్టస్‌కు వ్రాయండి.

SCREEN ART PRODUCTIONS,
Film Producers (4-A), Amritsar.

సివిల్ ఏరో డ్రోం, విశాఖపట్టణం

పై ఏరోడ్రోమ్‌లోని ఫలవృక్షముల ఫలసాయము వకు లీజు బహిరంగ వేలములో విశాఖపట్టణం, సివిల్ ఏరోడ్రోమ్, అసిస్టెంటు కమ్యూనికేషన్ ఆఫీసర్ ఇన్‌చార్జి ఆఫీసులో 28—2—61 మంగళవారం మ. 2—30 గం. కు అమ్మబడును. హెచ్చుపాట మొత్తములో 50 పర్సెంటు సొమ్ము ధరావతు క్రింద, పాట కొట్టివేయబడిన వెంటనే వసూలు చేయబడును. మిగతాసొమ్ము న్యూఢిల్లీ, సివిల్ ఏవియేషన్, డైరెక్టరు జనరల్ పాట ఆమోదించిన తరువాత చెల్లించవలెను. ఎట్టి కారణములు తెలుపకుండనే ఏ పాటగాని అన్ని పాటలుగాని నిరాకరించుటకు సివిల్ ఏవియేషన్ డైరెక్టరు జనరలుకు అధికారము కలదు. హెచ్చుపాటదారు అతనిపాట అంగీకరించబడిన యెడల, మొత్తం సొమ్ములో 10 పర్సెంటు సొమ్ము నగదు, సెక్యూరిటీ క్రింద డిపాజిటు చేయవలెను. పాట పెట్టదలచినవారు వివరములు ఆయనునుండి ఆఫీసు రోజులలో ఉ. 10 గం. సా. 4 గం. మధ్య తెలుసుకొన వచ్చును. డి. ఎ. 100 (71)

దక్షిణ రైల్వే

నోటీసు

నిడదవోలు రైల్వేస్టేషనులో

శాకాహార, ఫలహారశాల

నిడదవోలు రైల్వే స్టేషనులో శాకాహార ఫలహారశాల నిర్వహించే నిమిత్తం, అనుభవముగల హోటల్ యజమానులనుండి, పేరొందిన కేటరింగు ఫరములనుండి మాత్రమే దరఖాస్తులు కోరబడుతున్నవి.

కంట్రాక్టుకు లైసెన్సు రుసుము సాలుకు రు. 1400— (ఒకవేయి నాలుగువందల రూపాయలు) సంవత్సరం తరువాత అమ్మకముల మొత్తమునుబట్టి ఇది మార్చబడును. లైసెన్సు రుసుముతోపాటు, సెలెక్టు అయిన దరఖాస్తుదారు సెక్యూరిటీ డిపాజిటు క్రింద రు. 500 లు చెల్లించవలెను. నీరు, విద్యుచ్ఛక్తి చార్జీలు వాడకమునుబట్టి చెల్లించవలెను. సెక్యూరిటీ డిపాజిట్ మొత్తమునుమీద వడ్డీ యివ్వబడదు.

దరఖాస్తుదారుని లోగడ అనుభవము తెలుపుతూ, యోగ్యతా పత్రముల అసలు కాపీలు, ప్రస్తుతపు ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టుతో దరఖాస్తులు, మద్రాసు 3, పార్కుటవున్ దక్షిణ రైల్వే, చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట (ఆర్. ఆర్.) ఆఫీసుకు 9.3.61 తేదీలోగా చేరులాగున పంపవలెను. దరఖాస్తుదారు తాను షెడ్యూల్డు కులం లేదా షెడ్యూల్డు జాతికి చెందియున్నచో ఆవిషయంకూడ దరఖాస్తులో తెలుపవలెను.

గెలుపొందని దరఖాస్తుదారులకు ఎట్టి జాబులు వ్రాయబడవు.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు

మద్రాసు—3, 18—2—61.

అన్ని వర్గాలకు లావోస్ ప్రభుత్వంలో స్థానం

—:x:—

కల్పించనున్నట్లు బౌనోమ్ మంత్రివర్గ సభ్యుని వివరణ

—:x:—

శ్రీ సౌవన్న ఫౌమాను తిరిగి రమ్మని కోరడానికై ఉపప్రధాని కంబోడియా వెళ్లనున్నారట

(ఆంధ్రపత్రికకు ప్రత్యేకం) వియంటియేన్, ఫిబ్రవరి 20:—

లావోషియన్ ప్రభుత్వం తటస్థవిధానాన్ని తుచ తప్పకుండా పాటించనున్నట్లు ప్రకటించుకున్నది. ఈ విధానాన్ని "ఉభయ కూటాలకుచెందిన అన్ని దేశాలు ఆమోదించా"లని ఆదేశం కోరింది.

మిత్రరాజ్యసమితిలో పూర్వం లావోస్ ప్రతినిధిగా పనిచేసిన శ్రీ సిసౌక్ చంపాసక్ ప్రభుత్వ లక్ష్యాలను పత్రికా విలేఖరుల సమావేశంలో వివరించారు. సవాంగ్ వత్తనరాజు చిన్న చేసిన ప్రసంగాన్ని ఆయన ఈ సందర్భాన వివరించారు. తటస్థవిధానం, జాతీయసామరస్య సాధన లావోస్ ప్రభుత్వ లక్ష్యాలని నిన్నను సవాంగ్ వత్తనరాజు ప్రకటించారు.

లావోషియన్ యుద్ధంలో విదేశాల జోక్యాన్ని గురించిన వార్తను పరిశీలించడానికిగాను ప్రతినిధి వర్గాలను పంపవలసిందని బర్మా, కంబోడియా, మలయాలను లావోస్‌రాజా కోరారు. బౌనోమ్ ప్రభుత్వాన్ని తామగట్టిగా బలపరుస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.

ప్రధాని బౌనోమ్ మంత్రివర్గంలో ఒక మంత్రిగా పనిచేస్తున్న శ్రీ సిసౌక్ పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ తాము శాంతి, స్నేహాలను మాత్రమే కాంక్షిస్తున్నామని తెలియజేశారు. ప్రచ్ఛన్నయుద్ధంలో పణం గాబడ్డతగ్గదిగా లావోస్ వుంటూవుండబోదనే ఆశాభావాన్ని ఆయన ప్రకటించారు.

"లావోస్ అనుసరించతగ్గ ఏకైక మార్గమిది", అని ఆయన అన్నారు.

తాము విదేశాల జోక్యానికి లోనైనట్లు గత రెండు సంవత్సరాలలోను—ముఖ్యంగా గత ఆరు మాసాలలోను—జరిగిన సంఘటనలవల్ల లావోషియన్ ప్రజలకు వెల్లడయిందని శ్రీ సిసౌక్ అన్నారు. "అందువల్లనే ప్రజల నుద్దేశించి రాజు మొట్టమొదటిసారిగా ఒక ప్రకటన చేశా"రని కూడా ఆయన అన్నారు.

రాజు ప్రకటనకు, పూర్వపు ప్రభుత్వాల ప్రకటనలకు చాలా తేడావున్నదని ఆయన తెలియజేశారు. ప్రత్యర్థిరాజ్యకూటాలు వేటిలోను చేరనే కూడదని, ఇతరదేశాల వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనకూడదని లావోస్ అనుకుంటున్నట్లు ఇతర దేశాలన్నిటికీ హామీ నివ్వడమిది.

"ఇకనుంచి, ఏరూపంలో జోక్యాన్ని అయినా నిరసించడం జరుగుతుంది. ఇకనుంచి లావోషియన్ ప్రజలపోరాటం తటస్థవిధానానికై జరిగే పోరాటంగా వుంటుంది. అందువల్లనే, ఉభయ కూటాలకు చెందిన దేశాలు మాతటస్థ విధానాన్ని ఆమోదించవలసిందని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. వాటిలో ఏది ఆమోదించకపోయినా మాతటస్థ విధానం విఫలమవుతుంది" అని శ్రీ సిసౌక్ అన్నారు.

క్రమక్రమంగా అన్నివర్గాలకు ప్రభుత్వంలో స్థానం కల్పించడం లావోస్ నూతనవిధానమని కూడా ఆయన తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి "అత్యంత సన్నిహితంగావున్న" పత్రికలు వ్యక్తులను చేర్చుకొనడంతో ఈ పని ప్రారంభ మవుతుంది.

అందువల్లనే శ్రీ సౌవన్నఫౌమాను లావోస్‌కు తిరిగి రావలసిందని కోరడానికిగాను ఉపప్రధాని ఫుమీనోసావన్ త్వరలో కంబోడియాకు వెళ్లనున్నట్లు ఆయన తెలియజేశారు. జాతీయ సామరస్యసాధన కోసం, "ఇతర అవరోధాలు తొలగించడం" కోసమూ కృషి ప్రారంభించేటందుకై తిరిగి రావలసిందిగా శ్రీ సౌవన్నఫౌమాను కోరడం ఆయన ముఖ్యోద్దేశం.

శ్రీ సౌవన్నఫౌమా తిరిగి రావడానికి నిరాకరించినప్పటికీ, సామరస్యసాధనకై మేము చేయగలిగినదంతా చేశామని ప్రపంచానికి వెల్లడించినవారమౌతాము. నింద మామీద వుండదు" అని ఆయన అన్నారు.

శ్రీ సౌవన్నఫౌమాను తిరిగి రప్పించడానికై ఆయనకు ఏమి సూచనలుచేయనున్నదీ వెల్లడించడానికి వీలుకాదని శ్రీ సిసౌక్ అన్నారు.

సవన్నఖేట్ సమీపాన సెనోవద్దగల ఫ్రెంచి విమాన స్థావర ప్రతిపత్తినిగురించి లావోస్ ప్రభుత్వపు నూతన తటస్థ విధానం దృష్ట్యా పరిశీలించడం జరుగుతుందని కూడా ఆయన తెలియజేశారు. ఈ తటస్థవిధానం దృష్ట్యా లావోస్‌లో సైనికదళాలకు అంతరాయం రాబోదని కూడా ఆయన తెలియజేశారు.

చల్లపల్లి మార్కెటింగు సొసైటీ నిర్మించిన ధాన్యాగారాలను ఫిబ్రవరి 15 సాయంకాలం చల్లపల్లిలో శ్రీ చల్లపల్లి రాజావారు ప్రారంభోత్సవం చేశారు.

లావోస్ తిరుగుబాటు దారుల వింతవాదం

'కాంగో', లావోస్ అంతర్యుద్ధాలు ఒకే విధమైనవట

(ఆంధ్రపత్రికకు ప్రత్యేకం) టోకియో, ఫిబ్రవరి 20:—

లావోస్ తిరుగుబాటుదారులు తమదేశంలో అంతర్యుద్ధాన్ని కాంగో కల్లోలంతో పోల్చి, ఈ రెంటికీ మిత్రరాజ్యసమితే కారణమని ఆరోపించారు.

"లావోస్‌లో ప్రస్తుతపరిస్థితి కాంగోలోపరిస్థితితో పోలివున్న"దంటూ పాథేట్‌లావోరేడియో ప్రకటించిందనినవచైనావార్తాసంస్థ వెల్లడించింది.

శ్రీ ఆంటోయిన్ గిజెంగా ఏర్పాటు చేసిన కాంగో ప్రభుత్వాన్ని ప్రపంచం గుర్తించాలనీ, "మిత్రరాజ్యసమితి, దాని సైన్యాలు అనబడుతున్న వన్నీ ఆదేశంనుంచి ఉప సంహరణజరగా" లనీ, నియో లావో హెక్సత్ పార్టీ కేంద్రసంఘం చేసిన ప్రకటనను" తిరుగుబాటురేడియో" ప్రసారం చేసిందనీ కూడా నవచైనా వార్తాసంస్థ తెలియ జేసింది.

కాంగోలీస్, లావోషియన్‌ల శత్రువు "ఒకటే, అది సమితి సామ్రాజ్యవాదం"అని ప్రకటన తెలియ జేస్తున్నది.

"ధనిక, పేద దేశాలమధ్య తేడా అత్యంత ప్రమాదకరం"

సమితిలో అమెరికా ప్రతినిధి అడ్లాయ్ స్టీవెన్సన్ ప్రకటన

న్యూయార్కు, ఫిబ్రవరి 20:—

అమెరికా విధానానికి స్థూలమైన నాలుగు అంశాల కార్యక్రమాన్ని ఒక దానిని మిత్రరాజ్య సమితి సమితిలో అమెరికారాయబారి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్ నిన్నరాత్రి సూచించారు: "ప్రపంచంలో పెరిగిపోతున్న కలిమిలేములమధ్య తేడాను' తొలగించాలని ఆయన కోరారు.

"ఆర్థ్వ్యస్థాల పెరుగుదల, ధనిక బీద దేశాలమధ్య తేడా నేటి మనప్రపంచపు అత్యంత గమనార్హమైన, అత్యంత ప్రమాదభరితమైన విషయా"అని తను భావిస్తున్నట్లు శ్రీ స్టీవెన్సన్ తెలియ జేశారు.

ఒకటి టెలివిజన్‌కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఈ విధంగాతెలియ జేశారు. నేటి సమస్యలను ఎదుర్కొనడానికిగాను ఆయన ఈదిగువ సూచనలు చేశారు.

"ప్రపంచంలో పెరిగిపోతున్న ధనిక బీద దేశాల మధ్య తేడాను తొలగించాలి. ఇందువల్ల ప్రపంచంలో అమెరికాకు క్షేమం చేకూరుతుందనిగాక,ఇదిసరియైనపనిగనుకను న్యాయమైనపనిగనుకను ఇలా జరగాలి.

"ప్రపంచంలో న్యాయపాలనను దోహదం చేసే అంతర్జాతీయ సహకారానికి నూతన పద్ధతులను, నూతన సంస్థలనుసృష్టించాలి. ఇలాజరిగినప్పుడు మిత్రరాజ్య సమితి ఉనికి అత్యవసరమవుతుంది.

"ఆయుధ విసర్జన జరిగి చట్టబద్ధంగా వుండే ప్రపంచసాధనకై కృషిచేయాలి.

సింహళంలో సత్యాగ్రహం

తమిళ ఫెడరల్‌పార్టీ పార్లమెంటు సభ్యులు 5 మందికి గాయాలు

కొలంబో, ఫిబ్రవరి 20:—

సింహళ భాషను అధికార భాషగా విధించినందుకు నిరసనగా ఇవాళ జాఫ్నాలో సత్యాగ్రహం జరిపిన ఐదుమంది తమిళ ఫెడరల్ పార్టీ తరఫు పార్లమెంటు సభ్యులు పోలీసు లాఠీవార్జీవల్ల గాయపడ్డారు. 250 మంది వలంటీర్లతోపాటు వీరు సత్యాగ్రహం జరిపారు.

జాఫ్నాకచేరీలోనికి ప్రభుత్వపు ఏజెంటు, ఇతర ఉద్యోగులు ప్రవేశించకుండా వీరు అడ్డుపడ్డారు.



అట్లాస్ సైకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ శ్రీ బిషాంబర్‌దాస్ కపూర్ న్యూఢిల్లీలో జరిగిన నార్తరన్ ఇండియా వాణిజ్యమండలి 47 వ వార్షిక సమావేశంలో అధ్యక్షోపన్యాసం యిస్తున్న ఫొటో. ఆయన ఎడమవైపు పరిశ్రమల యూనియన్ మంత్రి శ్రీ మనూభాయ్‌షా ఆశీనులై యున్నారు

1961-62 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంగ్రహస్వరూపం

రివిన్యూ ఖాతాలో ఆదాయ వ్యయాల సమీక్ష

సూచన:— 1956—57 లెక్కలు ఆంధ్రకు మాత్రమే సంబంధించినవి. 1956—57 లెక్కలలో ఆంధ్రప్రాంతమునకు సంబంధించిన పూర్తిసంవత్సరము అంకెలున్ను, తెలంగాణమునకు సంబంధించిన ఆఖరి 5 నెలల అంకెలున్ను చేరి యున్నవి.

ఎ. ఆదాయం (రూ. లక్షలలో)

పద్దుల వివరము	1956—57 లెక్కలు	1957—58 లెక్కలు	1958—59 లెక్కలు	1959—60 లెక్కలు	1960—61 సవరించిన అంచనా	1961—62 బడ్జెటు అంచనా
1	2	3	4	5	3	7
1. ఆదాయపు పన్ను, యూనియన్ ఎక్సైజుపన్నులు, అదనపు ఎక్సైజు పన్నులు, ఎస్టేటు సుంకము, రైల్వే ఛార్జీలపై పన్ను	534.76	1,007.81	1,327.34	1,424.97	1,668.35	1,635.99
మొత్తము	534.76	1,007.81	1,327.34	1,424.97	1,668.35	1,635.99
2. ప్రధానమైన ఆదాయపు పన్నులు —భూమి శిస్తు (నీటిపారుదలవల్ల వచ్చే ఆదాయంతో సహా)	751.52	1,058.63	1,038.95	1,130.05	1,100.85	1,180.00
రాష్ట్ర ఎక్సైజు పన్నులు	272.71	633.05	659.42	762.15	770.14	812.35
స్టాంపులు	264.83	272.90	251.34	321.13	324.96	370.19
అడవులు	158.54	246.66	274.08	305.69	287.28	300.00
రిజిస్ట్రేషను	47.15	57.69	69.06	93.23	100.00	105.80
వాహనములమీద పన్నులు	200.95	234.66	257.65	253.99	294.02	299.02
అమ్మకం పన్ను	598.79	893.40	845.52	1,080.41	1,133.97	1,159.57
మోటారు స్పిరిట్ పన్నుల చట్టం క్రింద అమ్మకాలమీద రాబడి	68.64	69.22	75.18	85.44	110.85	112.00
ఇతర పన్నులు, సుంకాలు	100.90	133.98	105.41	204.76	239.34	242.48
మొత్తం	2,464.03	3,600.19	3,576.61	4,236.85	4,361,41	4,581.41
3. విద్యుత్పథకాలమీద రాబడి — మొత్తం రాబడి	141.06	202.44	442.25	344.33	435.55	471.30
నిర్వహణ ఖర్చులు			(—) 382.40	(—) 181.25	(—)242.50	(—)269.49
నికరం	141.06	202.44	59.85	163.08	193.05	201.81
4. ఇతర పద్దుల క్రింద రాబడి	703.97	1,422.19	1,788.43	2,369.50	2,556.95	2,093.33
పూర్తి మొత్తం	3,843.82	6,232.63	6,752.23	8,194.40	8,779.76	8,512.54
బి. రివిన్యూ ఖాతాలో ఖర్చు						
1. జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమాలు—						
విద్య ...	672.31	1,036.92	1,256.47	1,530.16	1,796.86	1,716.55
వైద్యవసతి ...	185.17	298.88	349.24	405.85	471.34	484.48
ప్రజారోగ్యం ...	78.61	125.50	116.76	141.77	257.20	233.21
వ్యవసాయం ...	104.96	174.52	211.30	263.85	361.18	409.83
పశువైద్యం ...	44.64	66.31	90.82	108.02	154.24	170.58
సహకారం ...	58.32	36.86	138.53	145.86	174.52	184.52
పరిశ్రమలు ...	93.12	91.13	136.16	154.09	215.01	218.09
సివిల్ నిర్మాణాలు ...	259.05	320.27	445.22	590.26	569.09	575.02
జాతీయ వికాస కార్యక్రమం (కమ్యూనిటీ డెవలప్‌మెంట్, స్థానిక అభివృద్ధి ప్రణాళికలు, జాతీయ విస్తరణ సర్వీసు బ్లాకులు.)	191.01	292.56	311.16	394.27	477.46	534.19
షెడ్యూల్డు జాతులు, కులాల సముద్ధరణ ...	126.48	197.45	250.88	[illegible]83.01	387.79	271.40
2. ఆదాయంమీద ప్రత్యక్ష ఖర్చులు (లేక ప్రధానమైన ఆదాయం పద్దులకు చెందిన నిర్వహణ ఖర్చులు) ...	310.45	419.97	452.77	592.14	781.44	791.64
3. ఋణములమీద వడ్డీ వగైరా ఖర్చులు ...	322.42	567.88	555.18	610.73	683.62	813.57
4. పెన్షన్లు ...	114.06	200.85	195.52	207.23	234.05	227.27
5. ఇతర పద్దులు (పరిపాలన, న్యాయ నిర్వహణ, పోలీసు వగైరా) ...	1,240.72	1,681.82	1,831.96	2,035.57	2,049 25	2,132.58
పూర్తి మొత్తం	3 801.32	5 510 92	6 341.97	7,462.81	8,612.05	8,762.93
సి. రివిన్యూ ఖాతా వినా ఇతర పెట్టుబడి ఖర్చు						
1. జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమాలు—						
నీటిపారుదల ...	894.50	1177.74	1356 26	1487.13	1792.07	1567.43
విద్యుచ్ఛక్తి ...	912.16	798.15	578.60	158.09	307.82	556.16
పారిశ్రామికాభివృద్ధి ...	34.94	204.74	235.87	264.78	398.15	533.95
వ్యవసాయాభివృద్ధి, పరిశోధన ...	9.20	26.03	34.14	38.49	86.17	44.38
సివిల్ నిర్మాణాలు ...	164.25	249.07	345.11	473.63	504.08	482.76
ఆరోగ్యాభివృద్ధి ...	79.34	(—) 6.93	1.09	51.09	102.73	93.78
మొత్తం ...	2094 39	2448.80	2551.07	2473 21	3191.02	3278.46
2. ఇతర సౌకర్యములు ...	29.23	78.84	(—) 79.90	140.17	6.04	177.11
పూర్తి మొత్తం ...	2123.62	2527.64	2471.17	2613.38	3197.06	3455.57

సహనం, సహజీవనం

—:x:—

భారతీయ సంస్కృతికి ప్రాతిపదికలని శ్రీ హుమాయూన్ కబీర్ వివరణ

గౌహతి, ఫిబ్రవరి 21:—

శతాబ్దాలుగా భారతీయ సంస్కృతి చెక్కుచెదరకుండా, అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి సహనం, సహజీవనం - ఈ రెండే ప్రధాన కారణాలని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలమంత్రి శ్రీ హుమయూన్ కబీర్ నిన్న యిక్కడ అన్నారు.

గౌహతి విశ్వవిద్యాలయంలో శ్రీ మోహినదేవి పేరిట ఏర్పాటుచేసిన ఉపన్యాసాలను యిస్తూ, సంక్షోభితమైన ప్రపంచలో సతమతమవుతున్న మానవాళి గట్టెక్కడానికి భారతీయ సంస్కృతి ప్రబలమయిన ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చుతున్నదని శ్రీ హుమాయూన్‌కబీర్ అన్నారు.

చరిత్రకు ముందునుంచి భారతీయ సమాజం ఏవిధంగా అనేక పరిణామాలకు గురిఅయినదీ, ఆయనవివరించారు. భారతీయచరిత్రను పరిశీలించినప్పుడు మొదటినుండి జీవితంలోని వైవిధ్యాన్ని సమన్వయపరచడానికి కృషిజరిగిం దన్నారు.

విజ్ఞానశాస్త్ర పరిశోధనం ఫలితంగా సమాజములో కలిగిన బ్రహ్మాండమయిన మార్పులతోపాటు మానవుని భవిష్యత్తుకే ప్రమాద మేర్పడిందని శ్రీ హుమాయూన్‌కబీర్ అన్నారు. సాంకేతికంగా ప్రపంచం మరింత సన్నిహిత మవుతున్న ఈ సమయంలో తరతరాలుగా భారతదేశం ప్రవచిస్తూ వచ్చిన సహజీవన నిబంధనలకు నేడధిక ప్రాధాన్యం కలదన్నారు.

జీవితంలో వైవిధ్యాన్ని సహజీవనం ఆవశ్యకతను గుర్తించినప్పుడే ఈ ప్రపంచంలో మనుష్యుడు మనగలడని లేనిచో అసాధ్యం కాగలదనీ, శ్రీ హుమాయూన్‌కబీర్ వివరించారు.

రీవాలో నిషేధాజ్ఞ

రీవా, ఫిబ్రవరి 20:—

రీవాలో 5 గురుకంటె ఎక్కువమంది సమావేశం కారాదనీ, బహిరంగసభలు నిర్వహించరాదనీ, ఆయుధాలు ధరించరాదనీ నిషేధిస్తూ 144 వ సెక్షన్ క్రింద జిల్లా మేజిస్ట్రేట్ జారీచేసిన ఉత్తర్వు ఫిబ్రవరి 16 వ తేదీనుంచి ఒక వారంరోజులకు పొడిగింపబడింది.

స్టేట్ బ్యాంకు 1960 నివేదిక

తృప్తికరమైన అభివృద్ధి సాధించినట్లు వివరణ

బొంబాయి, ఫిబ్రవరి 20:—

1960 వ సంవత్సరంలో, తమ సాంప్రదాయకంగా నిర్వహించే వ్యాపార విషయంలోను, ఇతర అభివృద్ధి కార్యకలాపాలలోను, ఇండియా స్టేట్‌బ్యాంకు తృప్తికరమైన అభివృద్ధిని సాధించినదని, బ్యాంకు కేంద్ర డైరెక్టర్ల బోర్డు విడుదలచేసిన నివేదిక తెలియజేస్తున్నది.

చింతలబస్తీలో కుట్టు మిషను దొంగతనం

(మన విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 20:—

చింతల బస్తీలోని మహిళా సంక్షేమ కేంద్రములో ఒక కుట్టు మిషను గతరాత్రి దొంగిలింపబడింది. ఈ కేంద్రం ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన జాతుల సంఘంవారు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్త్రీలకు కుట్టుపని, అల్లిక పనులలో శిక్షణ ఇస్తున్నారు. నాటిరాత్రి ఈకేంద్రంలోని వారంతా'చింతామణి' నాటకానికి వెళ్ళివచ్చేటప్పటికి తలుపులు తెరవబడి, రెండు మిషన్లకూ ఒకటి కనుపించలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆరోగ్య కేంద్రాలకు వైద్యుల కొరత

మంత్రి శ్రీ రంగారెడ్డి వివరణ

ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 18:—

ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు అధికంగా వేతనాలు ఇస్తామని ప్రకటించినా వైద్యులు దొరకడం లేదు. వైద్యులు దొరకడం ఒక సమస్యగా పరిణమించింది. ఇక మీదట వైద్యకళాశాలల నుండి ఉత్తీర్ణులైనవారు తప్పనిసరిగా ఆరోగ్యకేంద్రాలలో కొంతకాలం పాటు పనిచేసేటట్లు నిర్ణయించేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది" అని మంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి దువ్వూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేస్తూ అన్నారు.

భారత పారిశ్రామిక ప్రదర్శనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొనుటకు నిర్ణయం

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 21:—

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో ఏడాది నవంబరు డిసెంబరు నెలల జరిగే భారత పారిశ్రామిక ప్రదర్శనలో పాల్గొనుటకు నిశ్చయించింది. ఈనిర్ణయం నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో జరిగింది.



Rains can't harm them!

SWASTIK STEEL ROLLING SHUTTERS

Manufacturers of:—All Steel Rolling Shutters
Vertical Rolling Shutters, Airy Ventilated Rolling Grills
Gear & Electrically Operated Rolling Shutters,
Collapsible Gates, New Type of Shutter Gates, Etc.

Pioneer Manufacturers of 2¼" steel lathes in India

SWASTIK ROLLING SHUTTERS & ENGINEERING WORKS
Opp. C. Rly. Patel Station, Bombay-12
Phones: 62041, Res.: 61821 Grams: "SWASTIKROL"

ఆంధ్ర సేటుకు డిస్ట్రిబ్యూటర్లు కావలెను.

అందానికి – చక్కటి శరీర ఛాయకు



MANYAM & CO., BANGALORE-20

దేశీయ భాషలలో పిల్లలకు పుస్తకములు

ఏడవ బహుమతి పోటీ

దేశీయ భాషలన్నిటిలో పిల్లల పుస్తకములకు భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖచే ఏర్పాటు చేయబడిన ఏడవ బహుమతిపోటీలో ఈ క్రింది బహుమతు లుంటాయి.

15 బహుమతులు : ఒక్కొక్కటి రు 1000

15 బహుమతులు : ఒక్కొక్కటి రు 500

ఈ బహుమతులు పిల్లల కొరకు వ్రాయబడిన ఉత్తమమైన పుస్తకముల — వ్రాతప్రతుల రచయితలకు యివ్వబడును. ఇందులో పాల్గొన దలచిన రచయితలు — ప్రచురణకర్తలు తమ వ్రాతప్రతులను — 1959—61 లో ప్రచురింపబడిన పుస్తకములను ఆయా భాషకు దిగువ తెలిపిన ఆఫీసరులకు 30—4—61 లోగా పంపవలెను.

తెలుగు

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సెక్రటరి. విద్యాశాఖ. హైదరాబాద్.

హిందీ, ఉర్దూ, సింధి భాషలలో ఎంట్రీలు అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ అడ్వయిజరు, డి—3 సెక్షన్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, న్యూ ఢిల్లీకిపంపవలెను. ఇతర ప్రాంతీయ భాషలలో ఎంట్రీలు ఆయాస్టేట్ గవర్నమెంటు సెక్రటరీ ఎడ్యుకేషన్ డిపార్టుమెంటుకు అనగా, గుజరాతీ గుజరాత్ గవర్నమెంట్ సెక్రటరి, ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు, అహమ్మదాబాదుకు పంపవలెను.

ఒక్కొక్క ఎంట్రీతో రచయితలు రు 3—లకు, ప్రచురణకర్తలు రు 5—లకు ట్రజరీ చలాను జతపరిచి 5 పుస్తకములు — వ్రాత ప్రతులు పంపవలెను.

పోటీగురించిన నియమములు, ఇతర వివరములు పైన తెలిపిన ఆయా ఆఫీసరునుండి పొందవచ్చును. DA-60/718

శరీర మంతటిని పరిమళముతో తాజాగా ఉంచును
దేహమంతా, రోజంతా తాజాదనము పొందుటకు పట్టువలె మెత్తనిది, మృదువైనది, సౌమ్యమైన ఔషధములు చేర్చబడినది మరియు తేలికైన సువాసనగలదగు కుటికురా టాల్కం పౌడరు వాడుకోండి.
కుటికురా
సౌమ్యమైన ఔషధములుగల టాల్కం పౌడరు

కాశ్మీర్ శాలువ

రు. 6/- మాత్రమే. నిజమైన కాశ్మీరు శాలువ ... రు. 6/- లకే పొందండి. ప్యాకింగు పోస్టేజి రు 1—50 అదనం. 2 శాలువలు రు. 12/— పోస్టేజి ఉచితం. 4 శాలువలు రు. 20/— పోస్టేజి ఉచితం.
HIND SHAWL HOUSE,
Urdu Bazar, (A. P. D.) Delhi-6.

చిట్ టెండరు నోటీసు

పనిపేరు: తిరువూరు తాలూకా కృష్ణా జిల్లాలో కట్టలేరు నదికి అడ్డముగా ఆనికట్ట కట్టుట, మరియు స్లూయి కాలువ వగైరాలు త్రవ్వుట పనులు. (చిట్యాల స్కీము)

పై వుదహరించిన పనికి సీలువేసిన టెండర్లు 2 కంట్రాక్టు ఫారములో శ్రీ విజయవాడ సర్కిల్ పి. డబ్ల్యు. డి. సూపరింటెండింగ్ ఇంజనీరు వారిచే వారి ఆఫీసులో 22—3—61 తేదీ సాయంత్రము నాలుగు గంటలవరకు తీసుకొనబడును. మిగతా వివరములకు సూపరింటెండింగ్ ఇంజనీరువారికి దరఖాస్తు పెట్టి తెలుసుకొనవలెను.

టెండరు ఫారముల ఖరీదు రు. 10—20
ప్రథమ ధరావత్తు రూ 13000—
అదనపు ధరావతు రూ. 13000—
టెండరు డాక్యుమెంట్లకు దరఖాస్తులకు ఆఖరు తేది 10—3—1961 (5 పి. ఎమ్.)
దరఖాస్తులు శ్రీ మేనేజరు సర్కిల్ ఆఫీసు పి. డబ్ల్యు. డి. సూపరింటెండింగ్ యింజనీరు ఆఫీసుకు పెట్టుకొనవలెను.

(సం) సి. కృష్ణారెడ్డి.
సూపరింటెండింగ్ యింజనీరు,
విజయవాడ సర్కిల్.

స్థాపితం 1920 రెడ్డి అండ్ కో. (రిజిష్టర్డు) గోపాలపురం తూ.గో.జిల్లా
కుష్ఠు బొల్లి మేహపాడ వగైరా చర్మ సుఖ వ్యాధులకు ప్రత్యేక చికిత్స.
ఆయుర్వేద ఔషధములు లభించును
→ కేటలాగు సలహా ఉచితము
బ్రాంచీలు: నెల్లూరు — కావలిరోడ్; సికింద్రాబాద్—3560 కింగ్సువే.

ఆధునిక పద్ధతిని జీవించండి...


సమయమును, శక్తిని రక్షించుటకు వాడవలసినవి
G.E.C.
గృహోపకరణములు
ది జెనరల్ ఎలక్ట్రిక్ కం. ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
రిప్రెజెంటింగ్: ది జెనరల్ ఎలక్ట్రిక్ కం. లి., ఇంగ్లండు

రేడియో

గురువారం, ఫిబ్రవరి 23
శక 1882 ఫాల్గుణ 4

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 విజయవాడ ఎ.బి., 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 సంగీత పరిచయ కార్యక్రమము. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 స్త్రీ సంసార్ (ఉర్దూ), 1—30 రేడియో వార్తల (విజయవాడ నుండి రిలే), 1—50 తె. వా., 2—00 శాస్త్రీయ సంగీతం, 2—10 ఉ. వా., 2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన. సాయంత్రం: 3—45 మాధ్యమిక పాఠశాలలకు (విజయవాడ నుండి రిలే). సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 మరాటీ శ్రోతలకు, 7—00 తె. వా., 7—15 కలమ్—యి—ముల్లా, 7—30 డెవలప్‌మెంట్ ఫోరమ్, 7—45 రాగం, తానం, పల్లవి (మద్రాస్ నుండి రిలే), 8—40 వివిధ సంగీతం, 8—45 అంబాదాస్ అప్టే: ఖయాల్ వాయా నాట్, 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—30 అఖిలభారత నాటక కార్యక్రమము, చెమ్మీన్ (తెలుగు) (మద్రాస్ నుండి రిలే), 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె 1—00 శాంతా సుబ్రహ్మణ్యం, 1—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వయొలిన్: నిలయ విద్వాంసుడు, 2—20 శాంతా సుబ్రహ్మణ్యం, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—15 లలిత సంగీతం, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని: 7—00 తె. వా., 7—15 అవిలేటి వెంకయ్య: నాదస్వరం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్ నుండి రిలే), 1—00 అవిలేటి వెంకయ్య: నాదస్వరం, 1—30 రేడియో కళాశాల, 1—50 తె. వా., 3—30 లలిత సంగీతం, 3—45 మాధ్యమిక పాఠశాలలకు, 4—15 వాతావరణ సూచన. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 ప్రసంగము (హైదరాబాద్ నుండి రిలే), 7—45 రాగం, తానం, పల్లవి (మద్రాస్ నుండి రిలే), 8—40 లలిత సంగీతం, 9—00 ఆం. వా., 9—15 ఫిల్మ్ సంగీతం, 9—30 అఖిలభారత నాటక కార్యక్రమము (మద్రాస్ నుండి రిలే), 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 త. వా., 7—30 కమలా అనంతకృష్ణన్, 8—00 మధురగీతం. మధ్యాహ్నం: 12—30 మాధ్యమిక పాఠశాలలకు, 1—00 మహిళా మండలి, 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 త. వా., 2—40 వాతావరణ సూచన. సాయంత్రం: 5—30 ఎస్. కె. దొరైస్వామి పిళ్ల: వాద్యస్వరం, 7—15 త. వా., 7—45 రాగం, తానం, పల్లవి, ఎమ్. ఎమ్. దండపాణి దేశికర్, తిరుచ్చి బాలసుబ్బరాయులు: వయొలిన్, మద్రాస్ ఎ. కణ్ణన్: మృదంగం, 8—40 వాద్య సంగీతం, 8—45 సంగీతమాల, 9—00 వసంతా రాఘవేందర్, 9—30 జాతీయ నాటక కార్యక్రమము (తమిళము), చెమ్మీన్ మలయాళ మాతృక: టి. శివశంకర్ పిళ్ళ, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా., మధ్యాహ్నం: 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆం. వా., 1—40 గానమంజరి, 1—50 తె. వా., 2—00 మధుర గీతం, 2—10 మద్రాస్ ఎవలె. సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 ఎల్. కృష్ణన్, 7—00 తె. వా., 7—15 వీణ, గోటువాద్యం: నిలయ విద్వాంసుడు, 7—45 మద్రాస్ ఎ వలె, 8—30 శ్రోతలు కోరినపాటలు, 9—00 ఆం. వా., 9—30 అఖిలభారత నాటక కార్యక్రమము (తెలుగు) చెమ్మీన్, 10—30 ప్రసార సమాప్తి.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రపత్రికలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది)

శ్రీ ఎం. రామచంద్రరాజు, హైదరాబాద్	11—00
శ్రీ తాడికొండ వెంకటరత్నం, రాజమండ్రి	10—00
శ్రీ కె. అప్పారావు, పూలపల్లి	5—00
శ్రీ పంద్రవాడ శివరావు, అనకాపల్లి	5—00
శ్రీమతి గంధ్రవు సుందరమ్మ, అనకాపల్లి	5—00
శ్రీ చెన్ను గోవిందరాజు, మహాదేవయపాలెం	5—00
శ్రీ ఎం. శివగిరిరావు, వారుచేరు	5—00

రూ. 2—00 లు విరాళ మిచ్చినవారు :— శ్రీమతి కస్తూరి లక్ష్మీనరసమ్మ, పరిపల్లి సత్యనారాయణ, సిదిపల్లి రత్నాలమ్మ, చింతలపాటి వెంకటేశ్వర్లు గార్లు.

రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు :— పీటూరి సత్యనారాయణమూర్తి, దారపు సూర్యనారాయణరెడ్డి, బొండలపాటి వీరరాఘవయ్య, నేమన రామమూర్తి గార్లు.

పద్దుల రత్నాజీరావు	1—16
శ్రీమతి వెంకటరమణమ్మ	1—16
నిన్నటివరకు వసూలైన మొత్తం :	1,41,575—29
వెరసి :	1,41,635—61

సర్వేల్ సర్వోదయ ఆశ్రమ పునరుద్ధరణ

ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి నిర్ణయం

నల్గొండ, ఫిబ్రవరి 20:— సర్వేల్‌వద్దగల సర్వోదయ ఆశ్రమాన్ని పునరుద్ధరించడానికి, ఒక వ్యవసాయ పారిశ్రామిక కాలనీని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ సర్వోదయమండలి నిశ్చయించినట్లు మండలి కార్యదర్శి శ్రీ సి. వి. చారి నిన్న ఇక్కడ వెల్లడించారు.

ఈ విషయానికి సంబంధించి సర్వేల్‌వద్ద సర్వోదయ కార్యకర్తల సమావేశం ఒకటి జరిగింది. ఈ ఆశ్రమ పునరుద్ధరణ సందర్భంగా భారీ ఎత్తున ఉత్సవం జరపడానికి నిర్ణయమయింది. మార్చి 12 వ తేదీనుంచి వారం రోజులపాటు ఒక ప్రదర్శనను, మేలాను జరపడానికి కూడ నిశ్చయించారు. మార్చి 12 వ తేదీన గవర్నర్ భీమ్‌సేన్ సచార్ ఈ పునరుద్ధరణోత్సవానికి, వ్యవసాయ—పారిశ్రామిక కాలనీకి ప్రారంభోత్సవం చేస్తారు. ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య అధ్యక్షత వహిస్తారు.

సర్వేల్‌వద్ద సర్వోదయాశ్రమం 1949 లో స్థాపించబడింది. దీనికి శ్రీ మెద్ది వెంకట నారాయణరెడ్డి 118 ఎకరాల మెట్టభూమిని, 2 ఎకరాల పల్లపు భూమిని, 30 వేల రూపాయల విలువగల ఇతర ఆస్తులను విరాళంగా సమర్పించి వున్నారు.

"సోంపేటలో అగ్నిమాపక కేంద్రాన్ని స్థాపించాలి"

ముఖ్యమంత్రికి శ్రీ గౌతు లచ్చన్న విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 20:— శాసనసభ్యుడు శ్రీ గౌతు లచ్చన్న నిన్నరాత్రి ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్యను కలుసుకొని సోంపేటలో వెంటనే ఒక అగ్నిమాపక కేంద్రాన్ని స్థాపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 18 వ తేదీన సోంపేటలో మరొక అగ్నిప్రమాదం సంభవించడం తన కెంతో దిగ్భ్రాంతి కల్గించిందనీ, అగ్నిప్రమాదంలో వెయ్యి ఇళ్లు తగులబడి, ఇద్దరు వ్యక్తులు మరణించారనీ, పదిలక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించిందనీ ఆయన తెలియజేశారు.

బాధితులకు వెంటనే సహాయం చేయాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అవసరమైన సహాయం తప్పక చేయగలమని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు.

యాత్రికులకు ఎక్కువ సౌకర్యాలు

దేవాలయాలకు డాక్టర్ రామస్వామిఅయ్యర్ సూచన

తిరుపతి, ఫిబ్రవరి 20:— యాత్రికులను విరివిగా ఆకర్షించడానికి దేవాలయాలు, మఠాలు సౌకర్యాలను ఎక్కువగా కలుగజేయాలని, దేవాదాయ ధర్మాదాయ కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ సి. పి. రామస్వామి అయ్యర్ సలహా యిచ్చారు. తిరుపతి, తిరుత్తని క్షేత్రాలలో ఎన్నో సౌకర్యా లున్నాయి గనుక యాత్రికులు చాలామంది అక్కడికి వెడుతున్నారని చెప్పారు.

ఎక్కువ సౌకర్యాలుంటే ఆయా పుణ్యక్షేత్రాలను ఎక్కువమంది యాత్రికులు సందర్శిస్తారనీ, తద్వారా ఎక్కువమందికి ఆధ్యాత్మికప్రబోధం కలుగుతుందనీ డాక్టర్ అయ్యర్ వివరించారు.

కమిషన్ సభ్యులు రెండురోజులు ఇక్కడ ఉన్నారు. తిరుమల, తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు శ్రీ సి. అన్నారావు, తదితరులు కొంతమంది సాక్ష్యం ఇచ్చారు.

కస్తూరిబా స్మారక ప్రసూతి ఆసుపత్రి

బందరు, ఫిబ్రవరి 15 :— చల్లపల్లి సమీపాన రామానగరంలో కస్తూరిబా స్మారక ప్రసూతి ఆసుపత్రి భవనం నిర్మించడానికి ఏర్పడిన సంఘం నిన్న సాయంకాలం సమావేశ మయింది. ఈ సమావేశానికి శ్రీ రాజా వై. శివరామప్రసాద్ అధ్యక్షత వహించారు. కృష్ణా జిల్లా పరిషత్ రు 42 వేలు మంజూరు చేయాలని, భవన నిర్మాణంపూర్తి అయిన పిమ్మట వారే దానిని నిర్వహించాలని తీర్మానించారు. కార్యదర్శి శ్రీ జి. వెంకట సుబ్బయ్య కార్యక్రమాన్ని సమీక్షించారు. చల్లపల్లి రాజాగారు నాలుగు ఎకరాల భూమి ఇవ్వడానికి అంగీకరించారు. కస్తూరి బా నిధి కేంద్ర సంఘం వద్ద రు 42 వేలు దీనికిగాను నిలవ ఉన్నది. భవన నిర్మాణానికి ఈ మొత్తం చాలదు గనుక ఇంకో రు 42 వేలు జిల్లాపరిషత్ మంజూరు చేయాలని సంఘంలో తీర్మానించారు. (మ. వి)

పశ్చిమ గోదావరిజిల్లా మందుల వ్యాపారుల సమావేశం

(మన విలేఖరి)

భీమవరం, ఫిబ్రవరి 13:— పశ్చిమగోదావరిజిల్లా కెమిస్టు అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పదిహేడవ వార్షికోత్సవం జిల్లా కలక్టరు సర్దార్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ అసిస్టెంటు డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఖాదర్‌ఖాన్ సభ ప్రారంభించారు. సంఘ అధ్యక్షులు శ్రీ మానేపల్లి నాగేశ్వరరావు స్వాగతం చెప్పారు. సంఘ కార్యదర్శి శ్రీ అగస్టిన్ స్వాగత పత్రాలు సమర్పించారు.

జిల్లా కలక్టరు తన అధ్యక్షోపన్యాసంలో సంఘాన్ని ఐకమత్యంగా నడుపుకుంటూ తమకుగల ఇబ్బందులను తీర్చుకోవలసిందన్నారు.

డాక్టర్ ఖాదర్ ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూగల మందుల వ్యాపారస్తులు ఒకే విధమైన నిబంధనలను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ఆదుర్దాగా వుందన్నారు. తానుకొన్ని ప్రతిపాదనలను పంపించానన్నారు.


విజయవాడ సిద్ధార్థ కళాసమితి సర్వసభ్య సమావేశం ఇటీవల జరిగింది

ఫిబ్రవరి 27 న గోవిందద్వాదశి

పూరీజగన్నాధ్‌లో సన్నాహాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 17:— 1961 ఫిబ్రవరి 27 సోమవారం గోవింద ద్వాదశి. ఈ ద్వాదశి వేయిసంవత్సరాలకు ఒకసారి వస్తుందని అనుకుంటున్నారు. ఆనాడు పూరీ జగన్నాధ్ క్షేత్రానికి లక్షలాది యాత్రీకులు వస్తారని ఇప్పటినుంచీ అక్కడ సన్నాహాలు చేస్తున్నారు. ఆహారం, నీరు, పారిశుద్ధ్యం, విడిది మొదలగు ఏర్పాట్లు చేస్తున్నారు. పదివేలమంది ఉండడానికి ఒరిస్సా ప్రభుత్వం పాకలు నిర్మిస్తున్నది. తాత్కాలిక వసతి గృహాలు ఏర్పాటుచేస్తారు.

యాత్రీకులు సముద్ర స్నానం చేయడానికి తీరంలో ప్రత్యేక స్థలాలు నిర్మయిస్తున్నారు. సాధ్యమైనంతవరకు తక్కువ సామాను తెచ్చుకోవలసిందిగా టీకాలు వేయించుకోవలసిందిగా యాత్రీకులకు సలహా యిస్తున్నారు.

ఆంధ్రదేశమందలి రేవుల అభివృద్ధి

కాకినాడ కళాశాల సంఘ ఆధ్వర్యాన గోష్ఠి

అమలాపురం, ఫిబ్రవరి 16:— కాకినాడ పిఠాపురంరాజా కళాశాలవారి కామర్సు సంఘం ఆధ్వర్యాన "ఆంధ్రదేశమందలి రేవుల అభివృద్ధి" అను విషయమై ఒకగోష్ఠి జరిగింది. గోష్ఠికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పి. శ్రీరామ్ అధ్యక్షతవహించారు. ప్రొఫెసర్ ఆర్ కృష్ణమూర్తిగారు సభికులను ఆహ్వానించారు. విద్యార్థులలో శ్రీ బి.సూర్యకుమార్ శ్రీ వి. వెంకటరామమూర్తి వ్యాసాలు చదివారు. చర్చలో శ్రీ ఎస్. కృష్ణాజీ కాకినాడ రేవులభివృద్ధికి కాకినాడ ప్రధాన రైలు మార్గంలో చేర్చుటం అవసరమన్నారు. మాజీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌కమిషన్ అధ్యక్షులు శ్రీ సి. వివేకానందమూర్తి బందరు కాకినాడ రేవుల అభివృద్ధి అవసరమని చెప్పారు. ఆంధ్రమహాజనసభాధ్యక్షులు శ్రీ జి. వి. సుబ్బారావు దేశములోని సాగరాభివృద్ధి గూర్చి ప్రస్తావించారు. అధ్యక్షులు శ్రీరామ్ గాంధి మహాత్ముని అహింసా సూత్రం, శ్రీ నెహ్రూగారి తటస్థవిధానాలను భంగం లేని విధమున, దేశ రక్షణ జరగాలని సూచించారు.

ఇందు విషయమై కోనసీమ అభివృద్ధి సంఘం వారు ఏర్పరచిన వ్యాస రచనపోటీలో పాల్గొనిన విద్యార్థులకు శ్రీ వివేకానందమూర్తి బహుమతులను పంచిపెట్టారు. కాకినాడ కాలేజీ విద్యార్థులీ సందర్భంలో ఆంధ్ర రేవుల స్థితిగతులను దెలుపనేక పటాలు, చిత్రాలతో, ఒక ప్రదర్శనాన్ని ఏర్పాటు చేశారు.

ఆదర్శ సేవకుడు శ్రీ బాలకృష్ణారెడ్డి

సేవాచిహ్న రజతోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రభృతుల ప్రశంస

(ఆంధ్రప్రభ ప్రతినిధి) గూడూరు, ఫిబ్రవరి 19:— శ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సేవాచిహ్న రజతోత్సవ సంఘం వారిచే వాకాడు గ్రామంలో మొన్న ఏర్పాటుచేసిన రజతోత్సవ సభకు అధ్యక్షతవహిస్తూ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య బాలకృష్ణారెడ్డిగారు చేస్తున్న ఆదర్శప్రాయమైన సేవనుచూచి నేర్చుకోవల్సింది ఎంతైనా వుందన్నారు.

శ్రీ బాలకృష్ణారెడ్డిని కనిన తల్లిదండ్రులు పూజ్యులు. సాంఘిక సేవారంగంలో వీరి కీర్తిచంద్రికలు గణనీయమైనవన్నారు. వీరి అధ్వర్యాన నిర్వహింపబడే హైస్కూలు — హెడ్మాస్టరు మిస్టర్ జి. జాన్. వివేకంగారి కృషిని కూడా అభినందించారు.

అంతకు పూర్వం, రజతోత్సవ సంఘంవారి తరఫున శ్రీయుత్. జనార్దనరెడ్డి సుదీర్ఘమైన నివేదికను చదివారు. అందులో 25 సంవత్సరాల క్రితం సముద్రప్రాంతంలోని మారుమూల గ్రామమైన వాకాడులో శ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గౌరవ వుపాధ్యాయుడుగా పనిచేసి, ఎలిమెంటరీ పాఠశాల సంఖ్యను పెంచి, సిదవ హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలగా మార్పించి తర్వాత, 15 మందితో హరిజన వసతిగృహంతో స్థాపించబడిన యీ హాస్టలు, వివిధ జిల్లాలనుంచి వచ్చిన అన్ని వర్గాలవారితో యీనాడు, 868 మందిగల ఒక బాలుర వసతి గృహమును, 202 మందిగల ఒక బాలికల వసతిగృహమును 57 మంది బాలబాలికలుగల ఒక అనాధవిద్యార్థి శరణాలయమును నిర్వహించుచున్నారు. 1951 సంవత్సరం జూలై నెలలో 250 మంది విద్యార్థులతో ప్రారంభింపబడిన యీ హైస్కూలు 750 మంది విద్యార్థులతో యిటీవలనే 10 వ వార్షికోత్సవం జరుపుకొంది. ఈ అభివృద్ధి కార్యరంగంలో శ్రీ రెడ్డిగారి సేవ మరువురానిది. శ్రీ బాలకృష్ణారెడ్డిగారు ప్రభుత్వ సాయమున ఉన్నత పాఠశాలగా తీర్చి, ప్రాంతీయ రైతుల వల్ల విరాళాలు సేకరించి "పాఠశాలా భవనం" సరిక్రొత్తగా నిర్మించిన కార్యం ప్రశంసనీయమైనది. విద్యార్థులకు ఉన్నత విద్యతోపాటు వృత్తివిద్యలు నేర్పించుటకే పారిశ్రామిక పాఠశాలను కూడా శ్రీ రెడ్డిగారు స్థాపించారు. అంటరాని తనాన్ని, బీదతనాన్ని పోగొట్టుటలో ముందంజవేసి, "హరిజన — వీనాడి" కాలనీల స్థాపనలోకూడా తీవ్ర కృషి సల్పిరి. "సేవాక్షేత్రంగా" వాకాడు వుంటున్న దనుటలో అతిశయోక్తి లేదు — మహనీయ ఆదర్శమూర్తి శ్రీ బాలకృష్ణారెడ్డి గారిని, భవిష్యత్తులో యింకా ప్రజోపయోగ కార్యాలు చేయుటకు భగవంతుని శక్తి ప్రసాదించుమని కోరుతూ వివరించారు.

శ్రీ బాలకృష్ణారెడ్డిగార్కి, సేవా చిహ్న రజతోత్సవ సంఘంతరఫున శ్రీయుతులు జి.జాన్ వివేకం, "రక్తదాత" యస్. వి. నరసింహారావు గార్లు, వాకాడుగ్రామ పంచాయతీ — పురజన వర్గము తరఫున, కొత్తపాలెం గ్రామస్థుల తరఫున, హాస్టలు పాత విద్యార్థుల తరఫున సన్మాన పత్రాలు, కాశ్మీరు శాలువలు, రజిత వస్తువులు, తదితర కొన్ని బహుమతులను ఇచ్చారు. ముఖ్యమంత్రిగారు శాలువను కప్పి సన్మానించారు.

కవి శ్రీ ఆకిలి మల్లికార్జునం "పుష్పాంజలి"ని చదివి సమర్పించారు.

ముఖ్యమంత్రి, పబ్లిక్‌వర్క్సు మంత్రిగార్లు హాస్టలు బాల బాలికల వివిధ వైజ్ఞానిక ప్రదర్శనాలు చూచి వారి సంతోషాన్ని ప్రకటించారు.

మంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ "దేశమంటే మట్టిగాదోయ్ దేశమంటే మనుజులోయ్" అనే గురజాడవారి గేయాన్ని సభికుల దృష్టికి తెచ్చి, దీక్షతో, 25 సంవత్సరాలు శ్రీ బాలకృష్ణారెడ్డి తన పుట్టిన స్థలమునందే ఇంతగా సన్మానింప బడడం గొప్ప గౌరవం వారికి చేకూరింది. మనలోనే పుట్టి, గుణవంతుడైన శ్రీ బాలకృష్ణారెడ్డిగార్కి యీ గ్రామములోనే రజతోత్సవ సన్మానములు జరగడం ప్రశంసించదగిన విషయం. తన తల్లిదండ్రులకు 10 వ (పదవ) కుమారుడుగా పుట్టడం, 101 సంవత్సరములకు పైగా వయస్సులో వున్న ఆతల్లికి సేవాతత్పరుడై ఒక విశిష్టమైన గొప్ప కార్యసాధనకోసరం దీక్షతో పనిచేస్తున్న శ్రీ రెడ్డిగారి కీర్తి చంద్రికలు ఇతర జిల్లాలకు కూడా ప్రాకినవి. పేద హరిజనుల సేవలో తనకు సాయపడిన దాతలకు, కృతజ్ఞతను తెల్పుతూ, తొలుదొల్త నుండి సాయపడుచున్న శ్రీ వంగల్లు కొదండరామరెడ్డి, రేవరెండు. సి. డబ్ల్యు. ఓజర్‌దార్‌ఫరు దొరగార్లకు మాత్రు వస్త్రములను, తనకు విద్యనేర్పిన గురువులు శ్రీ పి. సుబ్రహ్మణ్య శాస్త్రిగార్కి 'పాదపూజ' చేసి సన్మానించారు.

వాకాడుకు మంత్రుల రాక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పి. డబ్ల్యు. మంత్రిగారలు గూడూరుకు 20 మైళ్ల దూరములో సముద్రతీరాన వున్న వాకాడుకు విచ్చేశారు. శ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి వారి సేవాచిహ్నముగ రజతోత్సవ సంఘంవారి అపూర్వ కృషిచే నిర్మింపబడిన ఒక దివ్యమైన "కీర్తితోరణం"ను ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు ప్రారంభోత్సవం చేశారు.

శోభాయమానంగా హంస రూపంలో చక్కగా అలంకరింపబడిన ట్రాక్టరుపై మంత్రు లిద్దరిని శ్రీ బాలకృష్ణారెడ్డిని ఆసీనుల గావించి, బ్యాండు మంగళ వాయిద్యాలతో కూడి, వేలాదిమంది గ్రామస్థులతో కూడుకొన్న పెద్ద ఉత్సవం, సేవాచిహ్న రజతోత్సవ సంఘంవారి ఆధ్వర్యాన "కీర్తితోరణం" నుండి బయల్దేరి ముఖ్యవీధుల గుండా తిరిగి, హరిజన హాస్టలువద్దకు రాగానే హైస్కూలు విద్యార్థులు "గార్డ్ ఆఫ్ ఆనర్" ఇచ్చారు. శ్రీ వంగల్లు కొదండరామరెడ్డి, ఎం. ఎల్. ఏ. గారు పతాకోత్సవం చేశారు. శ్రీ బాలకృష్ణారెడ్డిగారిచే నిర్వహింపబడుచున్న విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహములను, హైస్కూలును సందర్శించారు.

సామర్లకోట సమితి మేళా ఉత్సవం

సామర్లకోట, ఫిబ్రవరి 17:— మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోట సమితి ఆధ్వర్యాన శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో మేళా జరిగింది. పుష్కరిణిలో లక్షకు పైగా యాత్రికులు స్నానం చేశారు. శ్రీ తోట రామస్వామి జాతీయ జెండాను మేళా ఉత్సవాలలో ఎగుర వేశారు. శ్రీ మదన్ గోపాల్ వర్మ అధ్యక్షత వహించారు.

ఏప్రిల్‌నుండి మైనర్ ఇరిగేషన్ పనుల అమలుపని సమితులకు అప్పగించ బడగలదని జిల్లాపరిషత్తు చైర్మన్ శ్రీ తోట రామస్వామి చెప్పారు. పంచవర్ష ప్రణాళిక కార్యక్రమాలకు ప్రజలు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రారంభంలో సమితి అధ్యక్షుడు శ్రీ వేణుగోపాలరావు స్వాగతం చెప్పారు. ముఖ్య సేవిక కుమారి గాయత్రి వందన సమర్పణ చేశారు. డాక్టర్ బి. అప్పారావు కుటుంబ నియంత్రణ కార్యక్రమాంతాలాకుకరపత్రాలువంచిపెట్టారు.

అవినీతి నిరోధక చట్టంక్రింద శిక్షలు

హైదరాబాద్, ఫిబ్రవరి 17:— లోగడ మధిరలో (సెంట్రల్ రైల్వే) పర్మనెంటు వే ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. నటరాజన్‌కు నేడు సికింద్రాబాద్ ఎస్. పి. ఇ. కేసుల స్పెషల్ జడ్జి ఒక ఏడాది కఠినశిక్ష, రు. 120 జుల్మానా అవినీతి నిరోధకచట్టం క్రింద విధించారు.

శ్రీ అహ్మద్ హుస్సేన్ ప్రాసిక్యూషన్ తరఫున శ్రీ ఆదవి రామారావు ముద్దాయి తరఫున వాదించారు.

గ్లూకోవిటా
అధిక శక్తికరం


మీ నిత్య భోజనములకు దివ్యమైన అదనపు ఆహారం, గ్లూకోవిటా మీ శరీరానికి కావలసినట్టి నెత్తురు చక్కెరలను సమకూర్చును,
పనిలోనైనా, ఆటలయందైనా నిర్విఘ్నంగా తిరుగాడు పురుషులకు, ఎదిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకును పసి బిడ్డ తల్లులకున్ను అతి దివ్యమైన శక్తి—దాయకం.
గ్లూకోవిటాను, టీ, కాఫీ, పాలు, చల్లని పానీయములలో కలిపి సేవించండి. ఒక కప్పు లేక గ్లాసుడు పానీయములో ఒకటి నుంచి మూడు టీ చెంచాల నిండుగా గ్లూకోవిటా వేసి కలపండి. సులభంగా కరుగును.
అధిక శక్తి కోసం గ్లూకోవిటా
కార్న్ ప్రాడక్ట్సు కో. (ఇండియా) ప్రైవేట్ లి.
భారతదేశంలో ఏజెంట్లు: ప్యారి అండ్ కో. లిమిటెడ్

Use Sulekha
FOUNTAIN PEN INK
"సులేఖ" సిరా
సాఫీగా ప్రవహించును
Special
SULEKHA WORKS LTD., CALCUTTA-32

10 రకముల దగ్గులలో 9 ధూళి రేణువుల వలన కలుగును
మీరు ధూళి రేణువులను పీల్చక మానరు. ఈ రేణువులు మీ గొంతుకలో జేరి తప్పక దగ్గును కలిగించును. మీకు గొంతు బాధ చిహ్నములు కనుపించిన వెంటనే కాస్ఫోను సేవించండి. కాస్ఫో దగ్గు బిళ్ళలు దగ్గును శీఘ్రముగా నివారింప జేయుటయే గాక అవి దగ్గు రాకుండా కాపాడును. ధూళితోగూడిన గాలివీచు రోజున దగ్గు రాకుండా కాపాడుటకు కాస్ఫో దగ్గుబిళ్ళలను సేవించండి. మీవద్ద ఎల్లప్పుడు 12 కాస్ఫో దగ్గు బిళ్ళలుగల ట్యూబును వుంచుకొనండి.


కాస్ఫో
దగ్గును ఉపశమనము చేసే తియ్యని బిళ్లలు
ఆయుర్వేదాశ్రమ్ ఫార్మసి లిమిటెడ్
స్టేషను రోడ్డు, అహ్మదానగర
YD. 281 TE EVEREST
స్టాకిస్టులు: శ్రీ దుర్గా డ్రగ్ స్టోర్స్, గాంధీనగర్, విజయవాడ—2, ఫోన్ : (1063)

మేము సరిక్రొత్త శ్రేష్ఠమైన ఇండియన్ తయారీ సామగ్రి సప్లయి చేయుదుము
• కీర్ వాషింగుమెషిన్, ఓపెనర్.
• స్క్వీజింగుమిషన్, స్కచ్చర్, స్ప్లర్‌మాంగిల్.
• డైజిగర్స్, జిగ్సు, పాడింగు మాంగిల్, పెంటోగ్రాఫ్.
• బ్యాక్ ఫిల్లింగుమెషిన్, యారన్ మెర్సరైజింగు మిషన్.
• బేబీక్లాత్ మెర్సెరైజింగుమిషన్, కాస్టిక్ రికవరీప్లాంటు
• ప్రింట్‌బ్లాంకెట్ వాషింగుమెషిన్.
• ఎలెక్ట్రిక్ బెయిలింగు ప్రెస్ — గుడ్డకు, నూలుకు
• రబ్బరైజుడు స్క్వీజింగు రోలర్సు — సైజింగుకు.
• రబ్బరైజుడు రోలర్ — గుడ్డ ప్రింటింగు మెషిన్‌కు.
HINDUSTAN TEXTILE ENGINEERS,
Janmabhoomi Bhavan, Ghaga St., Fort, Bombay-1.
HTE/GAA

అమ్మకము
వరంగల్ (సి. రైల్వే. ఎ. పి.) లో
సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్‌ప్లాంట్ మరియు ఆయిల్ మిల్లు
సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంటుతో కంప్లీట్ ఆయిల్ మిల్లు అమ్మకానికున్నది. రోజుకు సుమారు 25 నుంచి 30 టన్నుల ఎక్సుపెల్లర్ వేరుశనగపిట్టు డీ ఆయిలింగు చేయగలదు. 7 హెవీ ఎక్స్‌పెల్లర్లు (6 జర్మన్ — (క్రుప్ — 1 హాలండ్) అవసరమైన మరియు తత్సంబంధమైన మెషినరీతో అనగా డికార్టికేటరు, ఎలెక్ట్రిక్ మోటార్సు, బాయిలర్, ఇంజన్ వగైరాలతో కలదు. వర్కుషాపు బాగా పనిచేస్తున్నది. 23,000 చ. గ. పైగా ఫ్రీ—హోల్డు భూమి ప్లాటుమీద కలదు. తగినన్ని నివాసగృహములు, ఆఫీసు, గొడవున్ వసతికలవు. వరంగల్ మార్కెటుకు ఎదురుగా, రైల్వే స్టేషనుకు సమీపమున ఉన్నవి. "ఎట్లా ఉన్నదో అట్లా" పద్ధతిమీద వెంటనే అమ్మబడును. అన్ని లైసెన్సులు—ఫ్యాక్టరి, బాయిలర్, ఎక్స్‌ప్లోజివులు అమలులో ఉన్నవి. టెలిఫోన్ వసతులు కూడ కలవు. తవుడుకూడ తీయబడును. మిల్లునెట్టి బాదరబందీ లేకుండ స్వాధీన పరుపబడును.
ఆఫ్‌సెట్ ధర రు 3,50,000—లు, కార్పొరేషన్ పేర, హైదరాబాదుమీద డ్రాఫ్టు ద్వారా రు 10,000— లకు డిపాజిటుతో ఆఫర్లు 15—3—61 వరకు తీసుకొనబడును.
మిగతా వివరములకు, తనిఖీకి దిగువ అడ్రెసుకు వెంటనే వ్రాయండి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పో.బా.నం. 165, హైదరాబాద్—1.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

ఆళ్ళగడ్డ తాలూకా చిన్నకంబలూరు గ్రామం శింగిరెడ్డి తిమ్మారెడ్డి భార్య వెంకట లక్ష్మమ్మ హా పేనవామయగు జంగా బాలమ్మగారి గురెడ్డి ఋంటిలో సుమారు 30 సంవత్సరములనుండి యుంటు 19—1—61 వ తేదీన చనిపోయినది. ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక ఆమెకు చేయవలసిన అంత్య క్రియలు (కర్మలు) నేనే జరిపించి హాను. మూసాని చెన్నారెడ్డి, ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల తాలూకా.

టెండరు నోటీసు

ఒంగోలు మునిసిపాలిటి

1961—62 సం. నకు ఈ మునిసిపాలిటీకి కావలసిన ఈ దిగువ అయిటములకు సీలు వేయబడిన టెండర్లు శ్రీ కమీషనరుగారిచే తే 27—2—61 ది సాయంత్రం 4 గంటల వరకు తీసుకొనబడును. సదరు టెండర్లు అదే రోజున సాయంత్రం 4—30 గంటలకు తెరువబడును. తదితర విషయములను ఆఫీసునుండి ఆఫీసు పనిచేయురోజులలో దరఖాస్తు ద్వారా పొందవచ్చును.

(1) ప్రింటింగు, బైండింగు పనులు. (2) స్టేషనరీ సామానులు (3) ట్రాక్టరుకు కావలసిన ఆయిల్సు (4) మలేరియాకు కావలసిన యల్. డి. ఆయిలు (5) కిరసనాయిలు (6) ట్రాక్టర్లు, ట్రైలర్లు, టాంకర్లకు కావలసినవిడిభాగములు (7) కన్సర్వెన్సీ, మలేరియల్, ఆహారపదార్థములలో కలితీ, వాక్సినేషనుకు కావలసిన సామగ్రి.

శ్రీ యన్. రామశాస్త్రుర్లునాయుడు. కమీషనరు.

లారీల అమ్మకము

లేలాండ్ కామెట్‌మోడల్ 1956
తావామెర్సడెస్ బెంజా 1956
డిటో — 1958 స్పెషల్
బెడ్‌ఫోర్డు — 1959
డిటో — 1960

అన్నీ డీసెల్ బాగా పనిచేస్తున్నవి.

మహావీర్ క్రెడిట్ కార్పోరేషన్ అండ్ మహానంద క్రెడిట్ కార్పోరేషన్, బ్యాంకర్సు, జైన్‌క్లాత్ మార్కెట్, బ్రూస్‌పేట, పి. ఒ. బళ్ళారి—2 (మైసూరు స్టేట్)

టెండరు నోటీసు

చోడవరం కో-ఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ సొసయిటీ లిమిటెడ్
(పంచదార ఫ్యాక్టరీ)
చోడవరం, విశాఖపట్నంజిల్లా.

పంచదార ఫ్యాక్టరీతాలూకు బిల్డింగు నిర్మాణము (గోడవరకు, పైకప్పు మినహా) నకున్నూ యంత్రము అమర్చుటకు పునాదులు నిర్మాణమునకున్నూ, తే 28—2—1961 ది సాయంత్రం గం. 3 ల వరకు సీలువేయబడిన టెండర్లు తీసుకొనబడును. ప్రతి టెండరుతో రూ 3000—లు ధరావత్తుసొమ్ము, అనకాపల్లి స్టేటుబేంకు ఆఫ్ యిండియావారిపై సొసయిటీకి చెల్లింపబడునట్లు క్రాసు చేయబడిన డ్రాఫ్టు మూలముగా చెల్లించవలెను. టెండరు ఫారములు వగయిరా రూ 15— లు నగదు మూలముగాగాని, మనియార్డరు మూలముగాగాని చెల్లించి పై ఆఫీసునుండి పొందవచ్చును. మనియార్డరు అందినపిమ్మట, పోస్టుద్వారా టెండరుఫారములు పంపుటలో జరిగే ఆలస్యమునకు సొసయిటీకి బాధ్యత లేదు. టెండర్లు తే 28—2—1961 ది సాయంత్రం గం. 5 లకు టెండర్లు పెట్టిన వారి లేక వారి ఏజంట్ల సమక్షమున తెరువబడును.

డా. పద్మనాభరావు. జనరల్ మేనేజరు.

కావలెను

బాగా పనిచేస్తున్న ఒక సెకండ్‌హేండ్ బాయిలరు కావలెను. బాయిలర్ రేటింగు 320 నుంచి 400. వర్కింగు ప్రెజరు చ. అం. ఒకటికి 120 నుంచి 150 . కరెంటు టెస్టు సర్టిఫికెట్టుతో వ్రాయండి.

నదరన్ లీఫ్ టుబాకో రీడ్రైయింగు ఫ్యాక్టరీ, ధారావారి గార్డెన్స్, ఒంగోలు.

వేలం నోటీసు

ఆలూరు పంచాయతీ. (కర్నూలు జిల్లా)

పంచాయతీకి సంబంధించిన మార్కెట్టు, బండ్లమెట్ట, బస్సుస్టాండు, కసాయిశాలలు వగైరాలయందు, రుసుములు వసూలు చేసుకొను హక్కులు, ఆలూరు పంచాయతీ కార్యనిర్వాహకోద్యోగి గారిచే, ప్రతిపద్దును ఎదుట తెలిపిన తేదీలలో, బహిరంగ వేలముతో అమ్మబడును. ఒక వేళ ఎక్కువ కాలము పట్టిన యెడల తరువాత దినములలో జరుపబడును. అమ్మకపు షరతులు వగైరాలను, పంచాయతీ కార్యాలయము పని చేయు సమయములందు పొందవచ్చును. సవాలుదారులు నోటిఫికేషనుయందు కనుపరచిన మేరకు ధరావత్తు చెల్లించి, అందు కనుపరచిన షరతులకు లోబడి, వేలముపాటకు కూర్చొనవలయును.

1. మార్కెట్టు, బండ్లమెట్ట, బస్సుస్టాండు, కసాయి శాలలు వగైరాలు.
రుసుములు వసూలు చేసుకొను కాలము.
1—4—1961 నుండి 31—3—1962 వరకు.
వేలము తేది స్థలము.
9—3—1961 (పంచాయతీ కార్యాలయము)
2. పంచాయతీ కంపోస్టు ఎరువు వేలము.
రుసుములు వసూలు చేసుకొను కాలము
1—4—1961 నుండి 31—3—1962 వరకు.
వేలము తేది స్థలము.
11—3—1961 (పంచాయతీ ఎరువు దిబ్బల దగ్గర.)

వి. నరసింహయ్య, కార్యనిర్వాహకోద్యోగి.

కావలెను

శ్రేష్ఠమైన రబ్బర్ స్టాంపులకు ఆర్డర్లు బుక్‌చేసి పంపుటకు యేజంట్లు కావలెను. మంచి కమిషన్. ఇండియా రబ్బర్‌స్టాంప్ వర్క్సు పేర్నాంబట్. (నార్తు ఆర్కాట్.)

అమ్మకము

ఫార్గోలారీ ఏ. డి. జి—2379 (ఇప్పుడు ఏ. పి. జి — 2084) ఇంకను ఫోర్డుకారు ఏ. పి. జి—926 — గుంటూరు—2 కొరిటపాడు నం. 6—29—4 వద్ద 25—2—61 వరుసగా ఉ. 11 గం. కు. ఉ. 12 గం.కు మద్రాసు—1, నం. 2 ఆర్మీనియన్‌వీధి యందలి గవర్నమెంటు వేలందారులు ఆర్విన్ అండ్ కంపెనీ వారిచే అమ్మబడును.

ప్రకటన

ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ వారపత్రికలు, స్క్రీన్‌లకు దిగువచోట్ల సెల్లింగు ఏజంట్లు కావలెను.

1. గజపతినగరం — విశాఖజిల్లా.
2. కొత్తపేట — తూ. గో.
3. చెయ్యేరు — తూ. గో.
4. కనిగిరి — నెల్లూరు జిల్లా.
5. చింతలపూడి — ప. గో.
6. అమలాపురం — తూ. గో.

సర్క్యులేషన్ మేనేజరు. ఆంధ్రప్రభ, విజయవాడ.

టెండరు నోటీసు

పాలకొల్లు మునిసిపాలిటి

రోడ్డు తదితర పనులకు సీల్డు టెండర్లు పాలకొల్లు, మునిసిపల్ కమీషనరుచే ఆయన ఆఫీసులో 2—3—61 సా. 4 గం. వరకు తీసుకొనబడును.

పనుల వివరములు దరఖాస్తుమీద పొందవచ్చును. వివరములుగల టెండరు నోటీసు డ్యూల్స్ షెడ్యూలు, ఒక్కొక్కదానికి రు 1— చెల్లించి 1—3—61 సా. 4—30 గం. వరకు పొందవచ్చును.

రోడ్ల బ్లాక్ టాపింగు పనులసంఖ్య — 10. ఎస్టిమేటు ఖరీదు మొత్తం రు 59,075

పోలీసు స్టేషన్‌నుంచి పశువుల మార్కెట్ వరకు డొడ్డిపట్ల మెయిన్ రోడ్డువద్ద డ్రెయినేజి కొంతభాగం నిర్మించుట.

పనుల సంఖ్య — 1.
ఎస్టిమేటు ఖరీదు మొత్తం రు 29,500—

(సం.) ఆర్. రామానుజులు నాయుడు. కమీషనరు.

వేలం నోటీసు

నరసన్నపేట పంచాయతి

1961—62 వ సం. నరసన్నపేట పంచాయతి యొక్క ఈ క్రింద కనుపరచిన మార్కెట్టు వగైరాలలో రుసుములు వసూలు చేయుటకు తే 22—2—61 దీ, బుధవారం మధ్యాహ్నం 2 గం. నరసన్నపేట పంచాయతీ ఆఫీసులో బహిరంగ వేలము వేయబడును. వేలము గోరువారు ఈ క్రింద నిర్ణయించియుండు డిపాజిట్టులు ముందుగా చెల్లించి వేలం పాడవచ్చును. ఇతర వివరములు ఆఫీసు పనివేయుకాలములో తెలుసుకొనవచ్చును.

1. వారపుసంత మరియు తోళ్ళ మార్కెట్టుకు డిపాజిట్టు రూ. 100—
2. చేపలు, కూరలు (రోజువారి) మార్కెట్టుకు డిపాజిట్టు రూ. 50—00
3. వారపుసంత మార్కెట్టులోని పేడగుత్తకు డిపాజిట్టు రూ. 5—00
4. బస్సు, జట్కా మరియు కార్ల స్టాండుకు డిపాజిట్టు రూ. 25—00

కార్యనిర్వాహకాధికారి,

నోటీసు

దరిశి బ్లాకు పంచాయతీ సమితి కార్యాలయము

నెల్లూరు జిల్లా దర్శి తాలూకా దర్శి పంచాయతి సమితి ఏరియాలోని యింజనీరింగు పనులను నిర్వహించుటకుగాను కంట్రాక్టరుగా రిజిస్టరు చేసుకొనుటకు అనుభవము గలవారినుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తుదారులు రు 25—00 (ఇరువై అయిదు రూపాయిలు) దర్శి సబ్ ట్రెజరీలో పంచాయతి సమితి ఫండ్సు దర్శి పద్దుక్రింద చెల్లించి చలానాను అర్జీతో జతపర్చి పంపవలయును. ఈ రు 25—00 (ఇరువై అయిదు రూపాయిలు) ఎట్టి పరిస్థితులలోను వాపసు చేయబడవు.

దరఖాస్తుదారులు తమ అర్జీలతోబాటు తహశీలుదారు వద్ద తీసుకున్న తమ ఆస్తి వివరముల సర్టిఫికెటును (సాల్‌వెన్సీ సర్టిఫికెటు) కూడా జతపర్చవలయును. రు 25—00 చలానానుగాని, ఆస్తి వివరముల సర్టిఫికెటునుగాని జతపర్చని అర్జీలు ఆలోచించబడవు.

పసుపులేటి సత్యనారాయణ, బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు.

ప్రకటన

కొవ్వూరు పంచాయతీ (ప. గో.)

కొవ్వూరు పంచాయతీ తాలూకు మార్కెట్టు, బళ్లస్టాండు, కబేళాల 1961—62 సంవత్సరము నకు రుసుము వసూలు చేసుకునే హక్కు 28—2—61 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ వేలము వేయబడును. 1961—62 సంవత్సరమునకు పశువులమేత సప్లయి చేయుటకు, 2 పెట్రోమేక్సు లైట్లు వెలిగించుటకు 28—2—61 తేదీ సాయంత్రము 4 గంటల వరకు టెండర్లు కోరడమైనది. ఇతర షరతులు ఆఫీసులో తెలుసుకొనవలెను.

(సం.) కె. దాలయ్య. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

క్రీడారంగం:

బందరు హిందూ కళాశాల ఆటల పోటీలు

శ్రీ ఎం. చంద్రశేఖరరెడ్డి చాంపియన్‌షిప్

బందరు, ఫిబ్రవరి 19:— హిందూ కళాశాల ఆటల పోటీలు నిన్నటితో ముగిసినవి. సాయంత్రం శ్రీ యం. ఇ. రెడ్డి (జిల్లా పోలీసు సూపరింటెండెంట్) అధ్యక్షత వహించిన సభకు శ్రీమతి నిర్మల బహుమతులు పంచిపెట్టిరి. రెడ్డిగారు, యువకులు శరీర పాటవము, క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.

ప్రిన్సిపాల్ డా. యు. గౌరీనాథశాస్త్రి స్వాగతమిచ్చారు. ఫిజికల్ డైరెక్టరు శ్రీ కె. వెంకటాచారి, వార్షిక నివేదిక చదువగా శ్రీ కె. మధుసూదనరావు వందనాలర్పించారు. శ్రీ యం. చంద్రశేఖరరెడ్డికి ఛాంపియన్‌షిప్ లభించింది.

ఫలితాలు : బాలికలు : రింగు టెన్నిసు : (ఒకరు) ప్రథమ కె. లలిత, ద్వితీయ కె. మార్గరెట్. (ఇద్దరు) పి. లలిత—పార్టనరు, ద్వితీయ వి. భానుమతి—పార్టనరు, బంతిరువ్వుట: ప్రథమ కె. లలిత, ద్వితీయ బి.జానకి, 75 మీటర్ల పరుగు: ప్రథమ యం.ఆర్.ప్రమీల,ద్వితీయ జి.ప్రభావతి, ఫుట్‌బాల్ విసురుట,ప్రథమ కె.లలిత,ద్వితీయ వి. భానుమతి, 8 పౌ. షాట్‌పుట్ : ప్రథమ జి. ప్రభావతి, ద్వితీయ వి. నాగరత్నం, లాంగ్ జంప్ : ప్రథమ జి. ప్రభావతి, ద్వితీయ యం. ఆర్. ప్రమీల, మ్యూజికల్ చైర్స్: ప్రథమ యం. ఆర్. ప్రమీల, ద్వితీయ జి. ప్రభావతి.

సిబ్బంది : సొసైకాల్ : వి. రామచంద్రరావు, ద్వితీయ బి.హెచ్. లక్ష్మణరావు, 200 మీటర్ల పరుగు : ప్రథమ టి. రామకృష్ణ, ద్వితీయ జి. దుర్గాప్రసాదు, 100 మీటర్ల (బంట్రోతులు) ప్రథమ పెంటయ్య, ద్వితీయ రంగారావు, 800 మీటర్లు (హైస్కూల్సు) ప్రథమ బి. రామప్రసాద్, హిందూ (క) హైస్కూలు, జి. స్వామిదాస్, నోబుల్ హైస్కూలు, 1 మైలు పరుగు (అందరూ) ప్రథమ కె. నరేంద్రబాబు, ద్వితీయ వై. పురుషోత్తమరావు, 400 మీటర్ల పాత విద్యార్థులు : ప్రథమ సిహెచ్. శోభనాచలం, ద్వితీయ యం. లక్ష్మీనారాయణ, 4×100 మీటర్ల రిలే : ప్రథమ ఆర్. దేవదానం టీము, ద్వితీయ ఎస్. గోపాలకృష్ణ టీము, 4×400 మీటర్ల రిలే : ప్రథమ వి. రాజారావు టీము, ద్వితీయ పి. రామకృష్ణ టీము, 110 మీటర్ల అడ్డు దూకుట : ప్రథమ జి. రమాకాంతశర్మ, ద్వితీయ టి. శ్రీరామమూర్తి, 100 మీటర్ల పరుగు : ప్రథమ టి. శ్రీరామమూర్తి, ద్వితీయ ఎస్. గోపాలకృష్ణ, డిస్కస్ రువ్వుట : ప్రథమ యం. చంద్రశేఖరరెడ్డి, ద్వితీయ యం. నరసింహారావు, ఎత్తు హైజంప్ : జి. రమాకాంత శర్మ, ద్వితీయ యం. చంద్రశేఖరరెడ్డి, 400 మీటర్ల అడ్డుదూకుట : ప్రథమ టి. శ్రీరామమూర్తి ద్వితీయ ఎస్. గోపాలకృష్ణ, లాంగ్ జంప్ : ప్రథమ ఎస్. గోపాలకృష్ణ, ద్వితీయ టి. శ్రీరామమూర్తి, 200 మీటర్ల పరుగు : ప్రథమ వి. రాజారావు, ద్వితీయ ఎస్. గోపాలకృష్ణ, బల్లెము విసురుట : ప్రథమ ఎస్. రాధాకృష్ణ, ద్వితీయ యం. చంద్రశేఖరరెడ్డి, హ్యామర్ విసురుట : ప్రథమ ఎ. బ్రహ్మయ్య, ద్వితీయ ఎస్. గణేశ్వరరావు, హాప్ స్టెప్ జంప్ ; ప్రథమ పి. చంద్రపాల్, ద్వితీయ యం. చంద్రశేఖరరెడ్డి, 800 మీటర్లు : ప్రథమ యం. చంద్రశేఖరరెడ్డి, ద్వితీయ జి. నాగేశ్వరరావు, గుండువిసురుట : ప్రథమ యు. కరుణాకరం, ద్వితీయ ఎ. బ్రహ్మయ్య, 400 మీటర్లు : ప్రథమ యం. చంద్రశేఖరరెడ్డి, ద్వితీయ జి. నాగేశ్వరరావు, 5000 మీటర్లు : ప్రథమ ఎస్., గణేశ్వరరావు, ద్వితీయ కె. ఆర్. కె. శర్మ 1 మైలు : ప్రథమ యం. చంద్రశేఖరరెడ్డి ద్వితీయ జి. నాగేశ్వరరావు.

కృష్ణా రెవెన్యూ ఉద్యోగుల ఆటలు

ట్రెజరీ యూనిట్‌కు ట్రోఫీ

బందరు, ఫిబ్రవరి 19: — ఈ పోటీలు యీ నెల మొదట్లో జరిగి బహుమతులు సాంస్కృతిక ఉత్సవాల సందర్భమున ఫిబ్రవరి 9న జిల్లా కలెక్టరు శ్రీ. ఆర్.కె. వేపా యిచ్చారు.

ఛాంపియన్, వైస్ ఛాంపియనులు శ్రీ సి. హెచ్. శోభనాచలం, శ్రీ యం. లక్ష్మీనారాయణ.

ఈమధ్య జరిగిన జిల్లాస్థాయి ఆటల పోటీలలో 110 మీటర్ల అడ్డంకులు, 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగులలోదూరము ఉరుకుట, శోభనాచలం ప్రథముడుగా వచ్చాడు.

ఎత్తు ఉరుకుట, గుండువిసురుటలో యం. లక్ష్మీనారాయణ ప్రథముడుగా వచ్చెను.

400 మీటర్ల హర్డిల్సులో కాలేజి ఆటలు. 100 మీటర్లు, 200 మీటర్లు దూరము ఉరుకుట, హాప్‌స్టెప్ జంప్ ప్రథమ సి. హెచ్. శోభనాచలం, ద్వితీయ యం. లక్ష్మీనారాయణ.

400 మీటర్లు ప్ర. యం. లక్ష్మీనారాయణ, ద్వి. యం. కృష్ణమూర్తి, 800 మీటర్లు ప్ర. యం. కృష్ణమూర్తి, ద్వి. పి. వెంకట్రామయ్య, 1500 మీటర్లు ప్ర. యం. కృష్ణమూర్తి, ద్వి. యం. లక్ష్మీనారాయణ, ఎత్తు దూకుట ప్ర. యం. లక్ష్మీనారాయణ, ద్వి. సి. హెచ్. శోభనాచలం, పోల్‌వాల్ట్ ప్ర. ఎ. ఆంజనేయులు, ద్వి. పి. వెంకట్రామయ్య, గుండు విసురుట ప్ర. యం. లక్ష్మీనారాయణ, ద్వి. యం. అంకిరెడ్డి, డిస్కస్‌త్రో ప్ర. సి. హెచ్. శోభనాచలం, ద్వి. యం. అంకిరెడ్డి, బల్లెము విసురుట ప్ర. యం. అంకిరెడ్డి, ద్వి. యం. కృష్ణమూర్తి, 4×100 మీటర్లు ప్ర.(పి యూనివర్సిటీ బి, ద్వి. (పి యూనివర్సిటీ డి, గేమ్సు షీల్డు 3 అండ్ 2 సంవత్సరాల క్లాసులు. స్పోర్ట్సు షీల్డు 3 సం. క్లాసు.

బందరులో ఆటలపోటీలు

బందరు, ఫిబ్రవరి 19:— మచిలీపట్నం ఇన్‌స్ట్రుమెంటు మేన్యుఫాక్చరింగు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యమున

గ్రామసీమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య వివరణ

(ఆంధ్రప్రభ ప్రతినిధి) నెల్లూరు, ఫిబ్రవరి 20:—

దేశీయ వైద్యుల గౌరవ ప్రతిష్ఠలు పెరిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందనీ, తద్వారా ప్రజలకు దేశీయ వైద్యంలో విశ్వాసం కలుగుతుందనీ ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య మొన్న ఇక్కడ దేశీయ వైద్యసంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తృతీయసమావేశానికి ప్రారంభోత్సవం జరుపుతూ స్పష్టపరిచారు. గ్రామసీమ ఆరోగ్యంలో శ్రద్ధవహించాలన్నారు.

ఈ సమావేశం వి. ఆర్. కళాశాల ఆవరణలో జరిగింది. డాక్టర్ కళా సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు.

అధ్యక్షోపన్యాసం ఆంధ్రప్రభలో ఇంతక్రితమే ప్రకటింప బడింది.

ఈ సమావేశానికి రెండువందల మంది ప్రతినిధులు హాజరయారు. దేశీయ వైద్య విశిష్టతను శ్రీ సంజీవయ్య ప్రస్తావించారు.

నేతిలో వేపిన తామరదళాలు

"గౌతమ బుద్ధుడికి ఒకసారి మలబద్ధకం చేస్తే తామర దళాలు నేతిలో వేయించి మందుగా ఇచ్చారని దాంతో మలబద్ధకం నివారణ అయిందనీ మన కొక గాథ తెలుసు. అయితే రాను రాను ఈ వైద్య విధానాలు తమ ప్రాముఖ్యం పరాయి పరిపాలనలో గోల్పోయాయి", అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆహ్వాన సంఘాధ్యక్షుడు డాక్టర్ జె. నారాయణయ్య అంతకు ముందు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు. పురపాలక సంఘాధ్యక్షుడు శ్రీ యస్. మహబూబ్‌ఖాన్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. డాక్టర్ యం. విశ్వేశ్వర శాస్త్రి ప్రదర్శన ప్రారంభించారు.

ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి డాక్టర్ బి. గోపాలరెడ్డి, గవర్నర్లు వి. వి. గిరి, మేదీ, నవాబ్‌జంగు, శ్రీ సి. రాజగోపాలాచారి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపారు.

యోగాభ్యాసంతో వ్యాధులు నయమయే విషయంపై డాక్టర్ వి. నారాయణ స్వామి ఒక పత్రం చదివారు. ఈశాస్త్ర విషయక సమావేశానికి డాక్టర్ సి. ద్వారక నాథ్ అధ్యక్షత వహించారు. డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి డాక్టర్ ఎ. టి. జాన్, డాక్టర్ యం. విశ్వనాథం, డాక్టర్ కె. సి. నంబియార్, ఈసభలో మాట్లాడారు.

తీర్మానాలు

యల్. ఐ. యం. లు జి. సి. ఐ. యం లకు సబ్ అసిస్టెంట్ సర్జన్ కేడర్ ఇవ్వాలనీ, జీతాల స్కేళ్ళలో నున్న వ్యత్యాసాలను తొలగించాలనీ, జిల్లా, తాలూకా ప్రధాన పట్టణాలలో వారిని ఇన్సూరెన్సు డాక్టర్లుగా,గౌరవ వైద్యఉద్యోగులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

దీ ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీలో జరిగిన రిపబ్లిక్ డేస్పోర్ట—బ్యాడ్‌మింటన్—రింగుటెన్నిస్, టేబుల్ టెన్నిస్ — క్యారమ్సు — చదరంగము ఆటలు నిర్వర్తించినవి. ఫిబ్రవరి 14న శ్రీ వై. సూర్యనారాయణ ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ జనరల్‌మేనేజరునారాయణ పైసందర్భములో జరిగిన సభకు అధ్యక్షత వహించి విజేతలకు బహుమతులు యిచ్చినారు.

అఖిలభారత బరువునెత్తు పోటీలు

ఆంధ్రజట్టు పేర్లు

విజయవాడ, ఫిబ్రవరి 20:— కేరళ రాష్ట్రంలోని ఎర్నా కుళంలో ఈ నెల 23 నుంచి జరుగనున్న అఖిల భారత బరువునెత్తు పోటీలలో పాల్గొనే నిమిత్తం ఈ క్రిందివారిని పంపుతున్నట్లుగా ఆంధ్ర స్టేట్ వెయిట్‌లిఫ్టర్సు అసోసియేషన్ గౌరవకార్యదర్శి తెల్పు చున్నారు.

మేనేజరు దండమూడి రాజగోపాలరావు.కోచి. కొల్లి రంగదాసు కెప్టెన్. యల్. సూర్యనారాయణ అసిస్టెంటు కెప్టెన్. ఎ. పాండురంగారావు పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు కె. నాగేశ్వరరావు గార్లు. ఫ్లయ్‌వైట్ యల్. సరయ్య, యస్. వీరభద్రరావు. బాండి. టమ్ వైటు. కె. రామప్ప, ఏ.రాజు పెదర్ వైట్.యమ్.రత్నం, కె. కృష్ణారావు. లైట్‌వైట్. 1. కె. రాజారావుమోహనరావు, 2. యమ్.సత్యానందం. మిడిల్ వైట్. బి. వెంకటేశ్వరరావు, బి. నరసింహేశ్వరరావు వైట్. హెవీ. వైట్ కె. ఈశ్వరరావు, పి. సూర్యప్రకాశరావు. మిడిల్‌హెవీ. వైట్. యమ్. పుష్ప రాఘవరావు, యమ్. అచ్యుతరావు. హెవీ. వైట్. కె. సుబ్బారావుగార్లు. శరీరసౌష్ఠవములో ఎస్ రంగారావు, కె. ఎస్. రంగారావు, కె. రాజారావు మోహనరావు.

భీమవరంలో బాల్‌బాడ్మింటన్ పోటీలు

(మన విలేఖరి) భీమవరం, ఫిబ్రవరి 20:— వారంరోజులుగా యిచ్చట స్పోర్ట్సు అసోసియేషన్ వారిచే నిర్వర్తింపబడుచున్న అఖిలభారత బాల్‌బాడ్మింటన్ పోటీలు నిన్న సాయంకాలంతో పూర్తి అయినవి.

సాయంకాలం జరిగిన డబుల్సు ఫైనల్సులో పిచ్చయ్య అండ్ రాము , కృష్ణమూర్తి అండ్ యుక్‌బాలును 29—17, 29—19 స్కోరుతో ఓడించి ట్రోఫీని గెలుచుకున్నారు.

జూనియర్ ఫైనలులో సీతయ్య పైన్సు (సోషల్ క్లబ్బు విజయవాడ) చిన్న మెమోరియల్ మచిలీపట్టణంను 20—29, 29—21 19—29, 29—28, 29—25 స్కోరుతో ఓడించి ట్రోఫీని గెలుచుకొన్నారు.

ఈ సందర్భంలో జరిగిన బహుమతి ప్రదాన సభకు (శ్రీ సి. జి. సల్డానా)పశ్చిమగోదావరిజిల్లా పోలీసు సూపర్నింటెండెంటు) అధ్యక్షత వహించగా వీరి సతీమణి విజేతలకు బహుమతిప్రదానం చేశారు.

ద్రాక్షపండ్ల ఉత్పత్తిపై గోష్ఠి

హైద్రాబాదులో ప్రారంభం

హైద్రాబాద్, ఫిబ్రవరి 21:— ప్రపంచ ఖ్యాతి వహించిన 'అనాబ్—సాహి' రకానికి చెందిన ద్రాక్షపండ్లను విపరీతంగా పండించినందుకువనం గర్వపడాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖాధికారి శ్రీ డి. విశ్వనాథరెడ్డి రాజేంద్రనగర్‌లో 'ద్రాక్షపండ్ల ఉత్పత్తి విషయకమైన గోష్ఠి' ని ప్రారంభిస్తూ అన్నారు. ఈ గోష్ఠి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం క్రింద ఇండియన్ కవున్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చి సంస్థవారు ఏర్పాటు చేశారు. ద్రాక్షపండ్ల ఉత్పత్తి చాలా లాభకరమైనదనీ, కాని దానికి ప్రత్యేక శ్రద్ధ, సాంకేతిక విజ్ఞానం కావాలని ఈ గోష్ఠి ద్రాక్షపండ్లు పండించే వారికి ఎక్కువగా సహాయపడ గలదని ఆశిస్తున్నాననీ ఆయన అన్నారు.

వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ ఐ. జె. నాయుడు అధ్యక్షత వహించారు.

మారిటేనియాకు ప్రపంచ ఆహారసంస్థలో సభ్యత్వం

నిరసన తెలుపుతూ సమావేశంనుంచి మొరాకో వాకౌట్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:— మారిటేనియాకు సభ్యత్వం ఇవ్వడానికి ప్రపంచ ఆహార సంస్థ చేసిన నిర్ణయంపట్ల నిరసన తెలియజేస్తూ మొరాకో ప్రతినిధివర్గం నేటి మధ్యాహ్నం సంస్థ ప్రారంభ సమావేశం నుంచి వాకౌట్ చేసింది.

మారిటేనియా తన భూభాగంలో అంతర్భాగమని మొరాకో భావిస్తున్నది.

మారిటేనియాకు సభ్యత్వం ఇవ్వడానికి అనుకూలంగా 57 ఓట్లు, వ్యతిరేకంగా 15 ఓట్లు వచ్చినవి.

22 రాజ్యాలు, ఓటింగులో పాల్గొనలేదు. ఇండియాకూడా ఓటింగులో పాల్గొనలేదు.

న్యూజిలెండు రోటరీక్లబ్ ప్రతినిధుల రాక

(ఆంధ్రప్రభ ప్రతినిధి) విజయవాడ, ఫిబ్రవరి 20:— ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్న న్యూజిలాండు రోటాగ్రూపు సభ్యులు 8 మంది నేడు ఉదయం విజయవాడ వచ్చారు. వారికిస్థానిక రోటరీక్లబ్ అధ్యక్షులు శ్రీ ఎం. సత్యనారాయణ, కార్యదర్శి డాక్టరు కె. శ్రీరామమూర్తి, ఇతర సభ్యులు స్వాగతం చెప్పారు. ఈ రోటాగ్రూపులో శ్రీయుతులు లెన్ కోల్గన్, ప్రిన్సిపాలు, ఆక్‌లాండ్, బాబ్ బేకర్, డేవిడ్ డోటింగ్ జాన్‌బ్రౌన్, జోరుంగా, డాంగ్‌డే, లిటిల్‌జాన్, డిల్ ఉవార్‌లు వున్నారు. వారు సిమెంటు ఫ్యాక్టరీ అతిథిగృహంలో బసచేస్తున్నారు. వీరంతా నేడు ఉదయంఆంధ్ర సిమెంటుఫ్యాక్టరీ, ప్రభుత్వ కళాశాల, లయొలాకళాశాల, ఆలిండియా రేడియో కేంద్రం సిరీస్ కంపెనీలను సందర్శించారు.

రోటా గ్రూపు సభ్యుల గౌరవార్థం నేటి సాయంత్రం విజయవాడ రోటరీ క్లబ్‌వారు విందుచేశారు.

ఈ గ్రూపు నాయకుడు లెన్‌కోల్గన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్నేహ సౌహార్ద్రాలు పెంపొందడానికి ఇలాంటి పర్యటనలు తోడ్పడ గలవన్నారు. గ్రూపులో గల సభ్యులు వారి వారి ప్రాంతాల ప్రాముఖ్యతలను వివరించారు. ఇందులో ఉపాధ్యాయుడు, అక్కౌంటెంట్లు, పాడి కేంద్ర నిర్వాహకులు వున్నారు. వీరు తర్వాత తమదేశ సంగీతం వినిపించారు. విజయవాడ రోటరీక్లబ్ అధ్యక్షులు మండలీక సత్యనారాయణ స్వాగతం చెప్పారు. విజయవాడ రోటరీ క్లబ్ పతాకాన్ని, కృష్ణాబారేజి ఫోటోలను గ్రూపు సభ్యులకు బహూకరించారు. న్యూజిలాండ్ రోటరీక్లబ్ పతాకాన్ని విజయవాడ క్లబ్‌కు గ్రూపు నాయకుడు బహూకరించారు. కార్యదర్శి డాక్టరు కల్లూరి శ్రీరామమూర్తి అభినందనలతో సభ ముగిసింది.

అట్లాస్ సైకిల్‌ఇండస్ట్రీస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ శ్రీ బిషాంబర్ దాస్‌కపూర్. వీరు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్‌బోర్డు సభ్యులుగా నియమింపబడ్డారు.

రోడ్లు-సముద్రంద్వారా బొగ్గు రవాణా

ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 20 :— కొన్ని పారిశ్రామిక కేంద్రాలలో ఏర్పడిన బొగ్గు కొరతను తొలగించటానికి తీసికొన్న చర్యలను వివరిస్తూ, ఉక్కు, గనులు, ఇంధనాల శాఖమంత్రి సర్దార్ స్వరణ్‌సింగ్ నేడు లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు.

చాలమంది సభ్యులు ఇచ్చిన కాల్‌ఎటెన్షన్ నోటీసుకు సమాధానమిస్తూ ఆయన రైళ్ల రవాణాను వెంటనే విస్తృతంచేసే వీలులేనందున బొగ్గు రవాణాకు ప్రత్యామ్నాయమార్గాలను గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆయన చెప్పారు. కొన్ని నిర్దిష్టమండలాలలో రోడ్డు రవాణాద్వారాను, సముద్ర తీర రాష్ట్రాలకు సముద్రంద్వారాను బొగ్గురవాణాచేసే ఆలోచన కూడ కలదని సర్దార్ స్వరణ్‌సింగ్ చెప్పారు. పశ్చిమభారతభాగంలోనివారు 1100 మైళ్ల దూరంలో ఉన్న బెంగాల్, బీహార్ల గనుల నుంచి బొగ్గు తెచ్చుకొన వలసిన అవసరంలేదన్న ప్రతిపాదనకూడ ఉన్నదనీ, వారు మధ్యభారతదేశం నుంచి తమకు కావలసిన బొగ్గు తెప్పించుకొన వచ్చునని కూడ ఆయన తెలియచేశారు.

బొగ్గుగనులకు దూరంగా ఉన్న రైల్వేలు, మరికొంతమంది వాడకందారులు బొగ్గుకుబదులు ఫర్నేస్ ఆయిల్ ఉపయోగించే విషయం కూడ పరిశీలనలో ఉన్నదని మంత్రి చెప్పారు.

కాన్పూరులో ఏర్పడిన బొగ్గు కొరతవిషయం చెపుతూ వస్త్రాలమిల్లులుమాత్రమే ఈ కొరతను ఎదుర్కొంటున్నవనీ, అయితే ఏ మిల్లూ మూతపడలేదని ఆయన చెప్పారు.

1961 లో వ్యాగన్లు అంతకు ముందుకంటె బొగ్గు రవాణాకు అధికంగా లభ్యమవుతున్నవనీ, అయినప్పటికీ వాడకందారులకు తగినన్ని వ్యాగన్లు లభించటం లేదంటే వ్యాగన్లసప్లయికంటె బొగ్గు వాడకం మించిఉన్నట్లు స్పష్టమవుతున్నదని మంత్రి వివరించారు.

నేడు దేశావసరాలకు తగినంత బొగ్గు ఉత్పత్తి అవుతున్నదనీ, సంవత్సరానికి 6 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయటం రెండవప్రణాళిక లక్ష్యంకాగా ఇప్పటికే ఆ ప్రమాణాన్ని అధిగమించామనీ, ఉన్న సమస్య అంతా రవాణాతోనే అని సర్దార్ స్వరణ్‌సింగ్ చెప్పారు.

తెలంగాణా వ్యవహారాల సంఘం నివేదిక

మంత్రివర్గం ఆమోదం

హైదరాబాద్, జనవరి 20:— తెలంగాణా వ్యవహారాల సంఘం నివేదికను రాష్ట్ర మంత్రివర్గం నేడు పరిశీలించి ఆమోదించింది.

1958 మార్చిలో నియమించబడిన ఈ సంఘం 37 సమావేశాలు జరిపి 3978 ఆరోపణలను పరిశీలించింది.

ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. పి. పాయ్ దానికి చైర్మన్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌సభ్యుడు శ్రీ గులాం హైదర్ , ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ ఎల్. ఎన్. గుప్త దీనిలో సభ్యులు.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 21:—

కాటాన్సీల్ ఆర్సివరీ—	రు. 148.50
ఇండియన్ ఖరన్—	రు. 24.96
బంగారం (పాల్సు)	రు. 121.70
వెండి పాల్సు)—	రు. 206.00
ప్రత్తి ఆరిస్లా ఏప్రిల్	560.75
వేరుసెనగ (మే)	209.50
ఆముదాలు (మే)	172.50
లిన్‌సీడ్ (మే)	35.22
ప్రత్తివిత్తులు (మే)	90.75

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 21:—

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాములు	95.00
ఎస్.ఎం.బంగారంరెడి 10 గ్రాములు	124.25
మూసబంగారంరెడి 10 గ్రాములు	121.75
బార్‌సిల్వర్ రెడి (కె. జి.)	209.50
చిల్లర 10 గ్రాములు	2.20

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 21:—

వేరుశనగపప్పు	(80 కె. జి. ఎస్. బస్తా
కోరమాండల్	78—78.25
పీనట్సు	75.75—76
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారెడి	455.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్లీన్ ఎం. ఎస్.	45.50
రాజా ఆరోస్	44.25
వేరుశనగకేకు	26.25 నుండి 26.25

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 21:— 74 కి. గ్రాముల

ఆక్కుళ్ళ ధాన్యం	రు. 25—90
డి. బి. సన్నాలు „	26—50
3 మణుగులబస్తా ఆక్కుళ్ళ బియ్యం	27—05
డి. బి. సన్నాలు „	60—00
కుసుమ „	57—50

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	45—00
(మెట్ట) పెసలు	50—00
పచ్చపెసలు సీరాలు	44—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	48—00

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 21:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	143—00
సావరిన్	96—75
వెండి	242-00
మూసా	2.44

మధురై, ఫిబ్రవరి 20 :— నేడిక్కడ మధుర మీనాక్షిదేవి ఆలయం ముందు ఒక 45 ఏండ్ల వయస్సుగల వ్యక్తి మనసు చలించి, ఒక స్త్రీని, పదిమంది వ్యక్తులను కత్తితో పొడిచాడు. పోలీసులు ఆతన్ని అరెస్టు చేశారు.

8.9 కోట్ల లోటుతో పశ్చిమబెంగాల్ బడ్జెట్

ముఖ్యమంత్రిచే ప్రతిపాదన

కలకత్తా, ఫిబ్రవరి 20:— పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి.సి. రాయ్, నేడు శాసనసభలో 1961—62 వ సంవత్సరపు బడ్జెటును 8. 9 కోట్ల లోటుతో ప్రవేశపెట్టారు. ఈలోటును భర్తీచేయడానికి కొత్తగా పన్నులువేసే ప్రతిపాదన లేదుకాని, 1941 వ అమ్మకంపన్ను చట్టంలోని లోపాలను సవరించి దానిని కట్టుదిట్టంగా అమలు పరుస్తారు.

జిల్లాకు ఒక హిందీ కళాశాల

ముఖ్యమంత్రి ప్రకటన

కర్నూలు, ఫిబ్రవరి 18:— రాష్ట్రంలోని ప్రతిజిల్లా కేంద్రంలోనూ ఒక హిందీ కళాశాలను ఏర్పాటుచేసే నిర్ణయం జరిగిందని ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య హిందీ ప్రేమీ మండలి తృతీయవార్షికోత్సవానికి ప్రారంభోత్సవంచేస్తూ ప్రకటించారు.

మంగళగిరిలో ఆసుపత్రి భవనం

మంగళగిరి, ఫిబ్రవరి 20:— మంగళగిరి ఆసుపత్రి అభివృద్ధి కమిటీవారు సేకరించిన విరాళాలతో నిర్మించిన భవనానికి లాంఛనప్రాయంగా నేపథ్యగాయకురాలు కుమారి పి. లీల నిన్న ప్రారంభోత్సవం చేశారు.

కమిటీ అధ్యక్షులు శ్రీ డి.రమాకాంతరావు స్వాగతం చెప్పారు.

మంగళగిరి సమితివారు పొదుపు ఉద్యమ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ మణి అధ్యక్షతన కుమారి లీల పాటకచేరీ జరిపారు.

జిల్లాపరిషత్ ఉపాధ్యక్షులు జనాబ్ షేక్ గాలిబు, శ్రీ మేకా కోటిరెడ్డి, శ్రీ డి. రమాకాంతరావు, సమితి అధ్యక్షులు శ్రీ కె. వి. సుబ్బయ్య చౌదరి, జిల్లా మెడికల్ ఆఫీసరు శ్రీ ఆర్.రెడ్డి, జాయంటు కలెక్టరు శ్రీ టి. లక్ష్మారెడ్డి,జిల్లా పోలీసు ఆఫీసర్లు, అధికార, అనధికారులు చాలా మంది వచ్చారు.

విజయ లక్ష్మీటాకీస్ మానేజింగు డైరెక్టరు శ్రీ గోలి గోపాలరావు,మానేజరు, యం. వి. గార్లు పూలమాలలువేసి స్వాగత మిచ్చారు.

శ్రీ మణిగారు పొదుపు ఉద్యమ ఆదర్శాలు వివరించారు.

సమితి ఆఫీసరు శ్రీ వై. శివరామకృష్ణయ్య చౌదరి అభివందన సమర్పణతో కార్యక్రమం పూర్తి అయినది. (మ. వి.)

అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల సమ్మె విరమణ

అనంతపురం, ఫిబ్రవరి18:— అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 16 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు.



దీప్ మంచి విలువ నొసగును !

పరిమాణమునుబట్టి మోసపోకండి. దీప్ తదితర పౌడర్లను తోసిరాజనిపించును. మీ కష్టార్జితపు సొమ్మును వ్యయపరచే ముందు ఈ విషయమును మీరే ఋజువుపరచుకోండి !

దేశమంతటా వివేకముగల గృహిణులు దీప్ నే వాడుచున్నారు. ఎందుకంటె దీప్ విలువలో యదార్థంగా మిన్నుముట్టినదని వారికి తెలియును — అదిన్నీ చాలా సరసమైన ధరతో.

శ్రమపడక్కర్లేకుండా, బాదక్కర్లేకుండా, బట్టలన్నిటినీ — ఉన్నివి, పట్టువి, రేయాన్‌లు, నూలువి — తక్కువ ఖర్చుతో ఈ సులభపద్ధతిని చాల బాగుగా ఉతకండి — సున్నితమైన చీనా, ఆరోగ్యకరమైన పింగాణీ పరికరములను, నేలను కూడా చాల బాగుగా శుభ్రపరచును.

గోద్రెజ్
సబ్బులలో ఉత్తమ నామము

కాంతిగా చేయు ఆప్టికల్ రసాయనము
దీనిలో సోడాలేదు



.41 కె. జి.
1. 35 కె. జి.
అట్ట పెట్టెలు (కార్టన్సు)

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808467

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార నియుక్తులుగల ఏజంట్లున్నచో ప్రదేశాలకు రు. న.		తపాల్ద్వారా రు. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

సంపుటి: 26 సంచిక: 52 ★ విజయవాడ 23-2-1961 గురువారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

కొబ్బరిచెట్టంత పొగాకుమొక్క

మాస్కో, ఫిబ్రవరి 22 :— "గిబరెల్లిన్" అనే ద్రవ పదార్థాన్ని చల్లితే కొబ్బరిచెట్టంత ఎత్తువరకు పొగాకు మొక్కలు, మూడడుగులవరకు క్యారట్, పెద్దపొదలంత క్యాబేజి పెరుగగలవట. ఒకచుక్క గిబరెల్లిన్ ఎనిమిదిగంటల సూర్యుని వెలుతురుతో సమానం; సూర్యునివెలుతురు తక్కువగాఉండే ప్రాంతాలలో మొక్కలకు 'గిబరెల్లిన్' అమృతం లాంటిది. సోవియెట్ యూనియన్‌లో అనేక వ్యవసాయ క్షేత్రాలలో 'గిబరెల్లిన్' తో పరిశోధనలు జరుగుతున్నవి.

హోం మంత్రి పండిట్ పంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

మెదడులో రక్తప్రసరణకు కొద్దిగా విఘాతం ఏర్పడినట్లు డాక్టర్ బి. సి రాయ్ ప్రకటన

ప్రధాని నెహ్రూ, ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రభృతులచే పరామర్శ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22:—

పండిట్ పంత్ ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా వున్నట్లు నేటి ఉదయం 11-40 గంటలకు వెలువడిన ప్రకటనవలన తెలుస్తున్నది.

శ్రీ పంత్ శరీరఉష్ణోగ్రత రాత్రికంటే తగ్గిందని, అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిమాత్రం ఏమీ బాగుపడలేదని, ప్రకటన పేర్కొన్నది.

డాక్టర్ బి.సి. రాయ్, డాక్టర్ పి. సి. ధందా, కల్నల్ ఎం. ఎస్. రావు, డాక్టర్ పి. దేశ్, ఆర్. భాటియా, డాక్టర్ జి. ఎస్. శర్మ, లక్నోనుండి వచ్చిన మరి యిద్దరు డాక్టర్లు ప్రకటనపై సంతకాలు చేశారు.

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ, పలువురు పార్లమెంటు సభ్యులు నేటి ఉదయం శ్రీ పంత్ నివాసానికి విచ్చేసి, ఆయన పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆయన మెదడులో రక్తప్రసారం సరిగా లేదని, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఆయనను పరిశీలిస్తూ వుండడం అవసరమని నిన్నరాత్రి 11—30 గంటలకు డాక్టర్ బి. సి. రాయ్, ఇతర డాక్టర్లు తెలియజేశారు.

వ్యాధిని జయించి బయటపడే అవకాశం

రాత్రి 10 గంటలకు డాక్టర్ల ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22:—

శ్రీ పంత్‌కు చికిత్సచేస్తున్న వైద్యులు నేటి రాత్రి 10 గంటలకు ఆయన పరిస్థితిని గురించి ఈ క్రింది ప్రకటన చేశారు:

"ఆయన వ్యాధిపై తీవ్రంగా పోరాడుతున్నారు. గుండె బలపడుతున్నది. ఆయన స్పృహలేకుండానే ఉన్నప్పటికీ వ్యాధిని జయించి బయటపడగల అవకాశం లున్నవి."

ఈ బులెటిన్‌పై డాక్టర్ బి. సి. రాయ్‌తో సహా 7 గురు డాక్టర్లు సంతకాలు చేశారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్ యిచ్చిన మందు పనిచేసి పండిట్ పంత్ కొంచెం తేరుకుంటున్న సూచనలు కానవస్తున్నవి. కలకత్తానుంచి ప్రత్యేకంగా ఒక విమానంలో గొనిరాబడిన ఈ మందు యిచ్చిన రెండు గంటలసేపటికి శ్రీ పంత్ నాడి, హృదయ స్పందనం, ఉచ్ఛ్వాస నిశ్వాసములు చక్కబడినట్టు తెలుస్తున్నది.

నేటిరాత్రి డాక్టర్లు పండిట్ పంత్‌ను పరీక్షించిన పిమ్మట ప్రధాని నెహ్రూ శ్రీమతి ఇందిరాగాంధీని వెంటబెట్టుకొని శ్రీ పంత్ గృహానికి వెళ్ళి, ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టర్ రాయ్‌తో చర్చించారు.

నేడు శ్రీ నెహ్రూ అనేకసార్లు పండిట్ పంత్ గృహానికి వెళ్ళి ఆయన పరిస్థితిని గురించి స్వయంగా తెలుసుకున్నారు.

డాక్టర్ బి. సి. రాయ్ రేపు ఉదయం 6 గంటలకు మరొకసారి పండిట్ పంత్ పరిస్థితిని పరీక్షించిన పిమ్మట కలకత్తాకు తిరిగి వెడతారు.

ఖద్దరు వస్త్రాలపై ఎడింబరో డ్యూక్ మోజు

మద్రాసు, ఫిబ్రవరి 22:—

మద్రాస్‌లో తయారైన ఖద్దరు వస్త్రాలను చూచిన పిమ్మట డ్యూక్ ఆఫ్ ఎడింబరో వాటిని ధరించాలనే కోరిక కలిగినదని, కాగా తనకు కొన్ని మంచిరకం బట్టలను సంపాదించి పెట్టవలసినదిగా ఆయన ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్‌ను అడిగారు. శ్రీ కామరాజ్ నాడార్ ఈ విషయాన్ని విలేఖరులకు తెలియచేస్తూ త్వరలోనే మేలురకం ఖద్దరు వస్త్రాలను డ్యూక్ ఆఫ్ ఎడింబరోకు తాము అందచేయగలమని తెలియ చేశారు.

ప్రధాని నెహ్రూకు క్రుశ్చేవ్ కృతజ్ఞత

మాస్కో, ఫిబ్రవరి 22:—

సోవియెట్ యూనియన్ శుక్రగ్రహానికి రాకెట్‌ను పంపించినందుకు ప్రధాని నెహ్రూ తెలియచేసిన అభినందనలకు సోవియెట్ ప్రధాని క్రుశ్చేవ్, నేడు తన ధన్యవాదాలను పంపిస్తూ సందేశం పంపించారు.

నందికొండలో బ్రిటిష్ రాణీ

బెంగుళూరు, ఫిబ్రవరి 22 :—

ఎలిజబెత్‌రాణీ, డ్యూక్ ఆఫ్ ఎడింబరోలు ఇక్కడకు నలభై మైళ్ళ దూరంలోవున్న నందిహిల్స్‌లో నేడు ప్రశాంతంగా గడిపారు. ఉదయం, సాయం కాలం ఏ కొద్దిక్షణాలో, వారు వాహ్యాళికి వచ్చారు. వారు, రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు బొంబాయికి బయలుదేరుతారు.

'ఇక కులమతతత్వాన్ని తల ఎత్తనీయరాదు'

కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ సమావేశంలో ప్రధాని నెహ్రూ ఉద్బోధ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22:—

స్థానిక పరిపాలన శాఖలు, ఎప్పటికప్పుడు అప్రమత్తతగా వుంటూ, ఎప్పుడెప్పుడు మతకలహాలు, తదితర సంఘర్షణలు జరిగినా, వాటిని అదుపులోపెట్టి సత్వరశాంతిని నెలకొల్పే చర్యలను గైకొందుకు సిద్ధంగా వుండాలని నిన్న ప్రధాని నెహ్రూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీసమావేశంలో ఉపన్యసిస్తూ సలహాచెప్పినట్లు తెలియవస్తున్నది.

మత కలహాలను, అల్లరులను రెచ్చగొట్టే 'గూండాలు' ఏ మతానికి చెందినప్పటికీ, వెంటనే పట్టుకొని, ప్రమాద పరిస్థితి తటస్థించకుండా, ముందే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రధాని నెహ్రూ ఈ సమావేశంలో కోరారని తెలియవస్తున్నది.

అల్లరులను గురించి కొన్ని పత్రికలు గోరంతలు కొండంతలుగా వార్తలు ప్రచురిస్తున్నవనీ కాగా ఈ వార్తలు నిరాధారమైనవని ఖండించడం అత్యావశ్యకమనీ, ఈ విషయంలో, స్థానిక పరిపాలక శాఖలు వెంటనే పూనిక వహించాలనీ ఆయన అన్నారు.

మత కలహాలను రెచ్చగొడుతున్నప్పుడు ఏవిధంగా ఆ సమస్యను ఎదుర్కొనవలెనో తెలియచెప్పవలసినదిగా పెక్కుమంది సభ్యులు, శ్రీ నెహ్రూను అభ్యర్థించగా ఆయన కొన్ని మార్గాలను తెలియచేశారు. దేశంలో మత సంస్థలు హానికరమైన పాత్రను నిర్వహిస్తున్నవని, ఈ సంస్థలలో కొందరు మంచిమనుష్యులు వున్నప్పటికీ ఇవి చాలా హానికరమైనవని శ్రీ నెహ్రూ తీవ్రస్వరంతో ఖండించారు. మత సంస్థలు ఎప్పుడూ, వేరుబాటును ప్రచురిస్తున్నాయి వుంటాయి కనుక నాయకులు దేశానికి హాని సంభవించగలదని ఆయన హెచ్చరించారు.

అంతకుముందు శ్రీ విభూతి మిశ్రా ప్రసంగిస్తూ, మతవాదం, కులవాదం దేశంలో లేకుండా చేయవలసిన సమయం ఆసన్నమైనదని, ఎన్నికలలో అభ్యర్థులను ఎంపికచేయడం సైతం ఈ ప్రాతిపదికమీదనే జరుగుతున్నదని అన్నారు.

శ్రీ కె. సి. పంత్ ఉపన్యసిస్తూ, కుల, మత వాదాలను శాశ్వతంగా రూపుమాపే నిర్మాణాత్మకమైన చర్యలను చేపట్టడం కోసం, ప్రభుత్వం తదితర ప్రచారక సాధనాలను వినియోగించవలెనని సూచించారు.

బాబూజీ



"పిల్లిద్దర్నీ కొద్దిరోజులు మీదగ్గర ఒప్పే పెట్టుకుంటారా? మా పిల్లలలో వక్కిన యిద్దరికీ కోరింతదగ్గు వచ్చింది!"

ఆధునిక మేనకా, విశ్వామిత్రులు



ఒరిస్సాలో మెహతాబ్ మంత్రివర్గం రాజీనామా ఇచ్చింది

లుముంబా అనుయాయులచేకాస్సై రాష్ట్రంలో మూడవవంతు ఆక్రమణ

స్టాన్లీవిల్లీలోని గిజెంగా ప్రభుత్వం పట్ల భక్తి విశ్వాసాలు గల జనరల్ లుండులా సేన మెరుపుదాడి ఫలితం

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 22:—

లుముంబా అనుయాయుడైన విక్టర్ లుండులా నాయకత్వానవున్న సైన్యాలు కాస్సై రాష్ట్రంపైన మెరుపుదాడి జరిపి, రాష్ట్రంలో దాదాపు మూడవ వంతును ఆక్రమించినట్లు అధికారవర్గాలద్వారా తెలుస్తున్నది.

స్టాన్లీవిల్లీలో ఆంటోనుయన్ గిజెంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వంపట్ల భక్తివిశ్వాసాలుగలసైన్యాల ఉత్తర లులువాబోర్గ్‌లోని లోడ్జాగుండా పురోగమించి షికాపా వజ్రాల గనులకు ఉత్తరాన కాస్సై నది ఒడ్డునవున్న మకుంబిని, లియోపాల్డ్‌విల్లీ సరిహద్దు దగ్గరకు చేరుకున్నవని ఈ వర్గాలవా రన్నారు.

ఈ సైన్యాలు కివిట్‌లోని సైన్యాలతో కలుస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. కివిట్‌ప్రాంతం లియోపాల్డ్‌విల్లీ రాష్ట్రం ప్రెసిడెంట్ శ్రీ క్లియోఫస్ కమిటాటా అధికారం క్రింద వున్నది.

ఈ సైన్యాల పురోగమనానికి ఇంతవరకు ప్రతిఘటన ఏమీలేదు.

లుముంబా అనుయాయుల పరిపాలన క్రింద వున్న ఓరియంటేల్ రాష్ట్రంపైన దాడిచేయడానికిగాను జనరల్ మొబుటూ 1500 సైనికులతో ఉత్తర ఈక్వెటార్ రాష్ట్రంలో సిద్ధంగా వున్నాడు.

పదిహేనుమంది రాజకీయ నిర్బంధితుల వధ

స్టాన్లీవిల్లీలో సోమవారంనాడు పదిహేనుమంది రాజకీయ నిర్బంధితులు హత్య చేయబడినట్లు అభిజ్ఞవర్గాలవారు నేడు తెలియజేశారు.

వీరిలో, గత అక్టోబరులో ఖైదు చేయబడిన ఆల్ఫోన్సే సాంగోలో అనే మాజీ సెనేటర్ కూడా వున్నాడు. ఈ వార్త ధృవపడలేదని సమితి ప్రతినిధి ఒకరన్నారు.

కాటంగాలో సమితిసేనపై షోంబీ దాడిచేయబోడట

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 22:—

కాటంగాలో వున్న సమితి సేనపై తన సైన్యం దాడి చేయబోదని ఆ రాష్ట్రం ప్రెసిడెంట్ శ్రీ మోయిసె షోంబీ ఇవాళ మాట ఇచ్చారు.

అయితే, అన్ని విదేశీ సైన్యాలను, అందరు విదేశీ సాంకేతిక నిపుణులను కాంగోనుంచి వెళ్ళగొట్టాలంటూ సమితి భద్రతాసంఘం నిన్నను చేసిన తీర్మానానంతరం "ఏపరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా వుండవలసిందని కాటంగా ప్రజలను ఆయన హెచ్చరించారు.

సమితి తీర్మానం కాటంగాపై "యుద్ధ ప్రకటన" అని శ్రీ షోంబీ నిన్నను ఆరోపించారు. అయితే, ఇవాళ ఆయన అభిప్రాయాల తీవ్రత కొంత తగ్గినట్లు కనుపిస్తున్నది.

ఉత్తర రొడీషియాలో మంత్రుల రాజీనామా

లూసాక (ఉత్తరరొడీషియా), ఫిబ్రవరి 22:—

ఉత్తర రొడీషియా ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు తమ రాజీనామాలను తాత్కాలిక గవర్నరు శ్రీ ఎవార్టిసర్‌కు ఇవాళ అందజేశారు.

పోంబీకి సమితి 'సలహా'

ప్రెసిడెంట్ ఇలుంగా భార్యను విడుదలచేయ వలసిందని

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 22:—

ఉత్తర కాటంగాలోని లులుబా రాష్ట్రం ప్రెసిడెంట్ ఎమ్. మోయిస్ ఇలుంగాభార్యను విడుదల చేయవలసిందని కాటంగా ప్రెసిడెంట్ షోంబీకి సమితి ఇవాళ "సలహా" నిచ్చింది.

ఇలుంగా సతిని హామీగా పెట్టుకున్నట్టు తమకు తెలిసిందనీ, ఆమెనుగాని, ఇలా హామీగా పెట్టుకొనబడిన ఇతరులను కాని అవమానపరిస్తే "తీవ్ర పరిణామాలు" ఏర్పడగలవని శ్రీ షోంబిని సమితి అధికారులు హెచ్చరించారు.

ఇది ఇలా వుండగా, కివూ రాష్ట్రంలోని లుముంబా పక్షపు "ప్రబల వ్యక్తి" అయిన అనిసెట్ కషమురా తానొక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాననీ, "నాపని పూర్తి అయింది"దనీ రేడియోద్వారా ప్రకటించినట్లు బ్రస్సెల్‌లో బెల్జియన్ వార్తా సంస్థ బెల్గా ప్రకటించింది.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

'విశ్వసుందరి సరోజినీనాయుడు!'

అల్లాహాబాద్, ఫిబ్రవరి 22:—

యు. పి. సివిల్, పోలీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయిన అభ్యర్థులు కొందరు, కొన్ని ప్రశ్నలకు చాల చిత్రమైన సమాధానాలు వ్రాశారు. వాటిలో మచ్చుకు కొన్ని : "శ్రీమతి సరోజినీనాయుడు మిస్ యూనివర్స్‌గా ఎన్నికయిన, ప్రథమ ఆసియా వనిత", "పీష్వా అనగా పెషావర్‌నుంచి వచ్చిన వ్యక్తి", "రైలును మూడు నాలుగు గంటలకాలం నిలిపి వుంచగల అధికారం గవర్నర్‌కు కలదు," "పనామా కాలువ, హిందూమహాసముద్రాన్ని చైనా సముద్రాన్ని కలిపే ఒక కాలువ," "సిక్కు మతస్థుడనగా, ప్రభుత్వంవద్దనుంచి సలహా స్వీకరించే వ్యక్తి."

ఒకే రాకెట్‌తో రెండు ఉపగ్రహాలు

అమెరికా అద్భుత ప్రయోగం: ఏప్రిల్ నెలలోపల మనుష్యునిపంపడానికి సన్నాహాలు

కేప్‌కెనవెరాల్, ఫిబ్రవరి 22:—

ఒకే రాకెట్‌తో రెండు ఉపగ్రహాలను అమెరికా నేడు జయప్రదంగా ప్రయోగించగలిగింది. రెండు ఉపగ్రహాలు 575 మైళ్ళ ఎత్తున భూమి చుట్టూ ప్రదక్షిణం ప్రారంభించాయి.

మనుష్యుని ప్రయాణానికి వీలయిన రోదసీ నౌకను పేటిక నుంచి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా జయప్రదంగా ప్రయోగించిన కొద్ది గంటలలోనే రెండుఅంచెల రాకెట్‌తో రెండు ఉపగ్రహాలను అమెరికా ప్రయోగించింది.

రెండు ఉపగ్రహాలలోను ఒకదాని బరువు 250 పౌన్లు. మరొకదాని బరువు 54 పౌన్లు మాత్రమే. 250 పౌన్ల బరువున్న ఉపగ్రహం నౌకాయానం చేసేవారికి ఉపయోగపడుతుంది. నిరుపేదిలో ఈ ఉపగ్రహం నౌకాయానం చేసే వారికి ఒకరకమైన దిక్సూచికవలె ఉపకరిస్తుంది.

రోదసీయానం పేటిక అట్లాంటిక్ మీదుగా 1400 మైళ్ళ దూరంవరకు ప్రయాణంచేసి నిర్ణీత స్థానంలో దిగిపోయింది. రోదసిలోకి మనుష్యుని పంపడానికిసన్నాహాలు ఎక్కువవుతున్నాయి నౌకాదళానికి చెందిన వైమానిక విభాగం అధిపతి వైస్ అడ్మిరల్ థామస్ వాషింగ్టన్‌లో ప్రసంగిస్తూ వచ్చేనెలలో కాని, ఏప్రిల్‌లో కాని మనుష్యుని నింగిలోకి పంపడానికి ప్రయత్నం జరుగగలదని వెల్లడించారు.

రోదసీయానం పేటికలో ప్రయాణం చేయడానికై ఇప్పుడే ముగ్గురు శిక్షణ ప్రారంభమయింది. రోదసీయానానికై అంతకుముందు ఎన్నుకొన్న ఏడుగురు వైమానికులలోనుంచి ఈ ముగ్గురను ఎన్నుకొని శిక్షణ ఇస్తున్నారు.

మంత్రిపదవికి శ్రీ పట్టాభిరామారావు రాజీనామా

హైకోర్టు తీర్పు ప్రతి అందువరకు పదవిలో ఉండవలసిందిగా ముఖ్యమంత్రి అభ్యర్థన

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

విద్య, రవాణా శాఖల మంత్రి శ్రీ ఎస్. బి. పి. పట్టాభి రామారావు హైకోర్టు తీర్పులో తనపై వ్రాసిన కొన్నివాక్యాలను పురస్కరించుకొని నేడు మంత్రిపదవికి రాజీనామా ఇచ్చారు.

అయితే ముఖ్యమంత్రి ఆయనరాజీనామాను ఆమోదించకుండా హైకోర్టు తీర్పు ప్రతి తనకు అందేవరకు పదవిలో ఉండవలసిందిగా శ్రీ పట్టాభి రామారావును కోరారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నేటి సాయంకాలం చేసిన ఒక ప్రకటనలో ఇలా ఉన్నది:

"శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తన మంత్రి పదవికి రాజీనామా ఇచ్చారు.

"ఈ విషయాన్ని సమగ్రంగా, తీవ్రంగా ఆలోచించినమీదట హైకోర్టు తీర్పు ప్రతి అందేవరకు నేను వేచిఉండటం సమంజసము, న్యాయమూ అన్న అభిప్రాయానికి వచ్చాను.

"అందుచేత ఆయన రాజీనామాను ఆమోదించరాదని నిర్ణయించుకొని ఆయనను పదవిలో ఉండవలసిందిగా నేను కోరాను."

మంత్రివర్గం పరిశీలన

హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడిక్కడ ఇష్టాగోష్ఠి సమావేశం జరిపి శ్రీ పట్టాభిరామారావు రాజీనామాను పరిశీలించినదని తెలుస్తున్నది.

'గ్రీన్‌లాండ్స్'లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించారు. శ్రీ కె. వి. రంగారెడ్డి, శ్రీ పట్టాభిరామారావు తప్ప మిగిలిన మంత్రులందరు సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెసు శాసన సభాపక్ష సమావేశం

ఈ నెల 24 వ తేదీకి ఏర్పాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

ఈనెల 24 వ తేదీని జరగనున్న కాంగ్రెసు శాసనసభా పక్ష సమావేశంలో కాంగ్రెసు శాసన సభ్యుల మధ్యగల వివాదాలనుగురించి, మంత్రివర్గ పక్షంపై చేయబడిన ఆరోపణలను గురించి పూర్తి చర్చ జరుగగల అవకాశం కనిపిస్తున్నది.

40 మంది కాంగ్రెసు శాసన సభ్యులు సంతకాలు చేసిన ఒక రిక్విజిషన్ నోటీసును నేడు పార్టీ కార్యదర్శి శ్రీ పి. వి. రాజేశ్వరరావుకు అందజేశారు.

పార్టీ కార్యదర్శి అంతకుముందు పార్టీ నాయకుని సూచనల ప్రకారం పార్టీ సమావేశం జరిగే తేదీని, కార్యవర్గం ఎన్నిక జరిగే తేదీని ప్రకటించారు.

రవాణామంత్రి పై హైకోర్టు తీర్పుదృష్ట్యా ఆయన ప్రవర్తనను గురించి చర్చించాలని ఈ రిక్విజిషన్ నోటీసులో కోరారుగాని ఆ మంత్రి తానే రాజీనామా ఇవ్వటంచేత దాని ప్రాధాన్యం తగ్గిపోయింది.

క్రుశ్చేవ్ కు కెన్నెడీ లేఖ

ఫలప్రదమైనచర్చలు జరగగలవని ఆశాభావ ప్రకటన

వాషింగ్టన్, ఫిబ్రవరి 22:—

సోవియెట్ యూనియన్, అమెరికాలు ఒకదానిని మరొకటి ఇంకా బాగా అవగాహన చేసుకొనడానికై ఫలప్రదమైన సంభాషణలు జరుగగలవనే ఆశాభావాన్ని వెలిబుచ్చుతూ శ్రీ నికితా క్రుశ్చేవ్‌కు ప్రెసిడెంట్ కెన్నెడీ వ్యక్తిగతసందేశాన్ని ఒకదానిని పంపినట్లు వైట్‌హవుస్ ఇవాళ ప్రకటించింది.

ప్రెసిడెంట్ సందేశాన్ని సోవియెట్ యూనియన్‌లో అమెరికా రాయబారి శ్రీ లెవెల్లిన్ థామ్సన్ మాస్కోకు తీసుకువెడుతున్నారు వాషింగ్టన్‌లో సుదీర్ఘ సంభాషణల అనంతరం, ఈ ఉదయం ఈయన కడసారిగా ప్రెసిడెంట్‌ను కలుసుకున్నారు.

సోవియెట్ ప్రధానమంత్రిని త్వరలో కలుసుకోవాలని రాయబారి థామ్సన్ కోరుతారని అమెరికా అధికారులన్నారు.

శ్రీ థామ్సన్ రేపు న్యూయార్కు నుంచి బయలుదేరి వచ్చేవారం తొలిరోజుల నాటికి మాస్కో చేరవలసి వున్నది.

వైట్ హౌస్ ప్రకటన ఇలా తెలియజేస్తున్నది : "ఆయన శ్రీ క్రుశ్చేవ్‌కు వ్యక్తిగత సందేశాన్ని ఒక దానిని తీసుకువెడుతున్నారు. రాయబారి థామ్సన్‌పట్ల ప్రెసిడెంట్ విశ్వాసాన్ని ఈ సందేశం ప్రకటిస్తున్నది. సోవియెట్ అధికారులకు, రాయబారి థామ్సన్‌కు మధ్య ఇంకా విస్తృతమైన సంభాషణలు జరిగితే అవి ఫలప్రదమౌ, సోవియెట్ యూనియన్ — అమెరికాలు పరస్పరం ఇంకా బాగా అవగాహన చేసుకొనడానికి తోడ్పడగలవనే ఆశాభావాన్ని కూడా ఈ సందేశం ప్రకటిస్తున్నది."

సిక్కిం, భూటాన్ సరిహద్దులలో చైనీస్ సేనల కేంద్రీకరణ?

తనకెట్టి వర్తమానం చేరలేదని లోక్‌సభలో శ్రీ నెహ్రూ వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 22 :—

సిక్కిమ్, భూటాన్ సరిహద్దులవద్ద చైనీస్ సైన్యాల కేంద్రీకరణ జరుగుతున్నట్లు ఇండియా ప్రభుత్వానికి ఎట్టి వార్త చేరనేలేదని ప్రధాని శ్రీ నెహ్రూ నేడు లోకసభలో పేర్కొన్నారు.

చైనాతో ఇండియాకు గల సరిహద్దుల రక్షణకు తగు బందోబస్తు జరిగివున్నదని ఆయన సభ్యులకు హామీయిచ్చారు.

పి.ఎస్.పి. సభ్యుడు శ్రీ ఖుష్వక్‌రాయ్ ఒక ఢిల్లీ పత్రికలో చైనీస్ సిక్కిం, భూటాన్ సరిహద్దు పొడుగునా సేనలను, ఆయుధాలను కేంద్రీకరిస్తూ, రెండు ప్రాక్షెక్టరేట్‌ల పైని దండయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు ఒక పత్రికలో ప్రచురించబడిన వార్తను పేర్కొని ఒక అడ్జర్న్‌మెంటు తీర్మానాన్ని ప్రతిపాదించారు.

స్పీకర్ తీర్మానాన్ని త్రోసిపుచ్చారు.

టిబెట్‌లో ఏమి జరుగుతున్నదీ తనకు తెలియదనీ, యిట్టి వార్తలను గురించి ప్రభుత్వానికి ఏవిధమైన భోగట్టా అందివుండలేదనీ శ్రీ నెహ్రూ అన్నారు.

"మనకు సంబంధించినంతవరకు మన సరిహద్దులు సురక్షితంగా వున్నవి" అని ప్రధాని పేర్కొన్నారు.

ఇటువంటి అసత్యవార్తలు వ్యాపించినపుడు ప్రభుత్వం వెంటనే తమకుతామై అవి నిజం కావని ప్రజలకు తెలియజేయాలని శ్రీ హేమ్ బారువా సూచించగా ప్రధాని "నేను యిప్పుడు ఒక ప్రకటన చెయ్యడంకంటె ఇంకా ఎక్కువ ప్రచారం ఏమి జరుగాలి?" అని ప్రశ్నించారు.

భూటాన్ మహారాజా, సిక్కిం మహారాజ కుమార్ యిటీవల ఢిల్లీ వచ్చారనీ, వారికే అటువంటి సమాచారం తెలియలేదనీ, ఆ పత్రికా విలేఖరికి ఈవర్తమానం ఎక్కడనుంచి వచ్చినదో తనకు తెలియదని కూడా శ్రీ నెహ్రూ వక్కాణించారు.

సిరిమావో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

సింహళ పార్లమెంటులో ఓటమి

కొలంబో, ఫిబ్రవరి 22 :—

శ్రీమతి సిరిమావో ప్రభుత్వంపై సింహళ పార్లమెంటులో కొన్ని ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 44 వోట్లు, వ్యతిరేకంగా 75 వోట్లు వచ్చాయి.

ప్రభుత్వ విధాన ఫలితంగా లంచగొండితనానికి పాల్పడినట్లు రుజువయిన కొందరు వ్యక్తులకు పౌరహక్కులు లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించలేదన్న కారణంపై ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు.

వాషింగ్టన్, ఫిబ్రవరి 22:—

గెరిల్లా పోరాటం విషయంలో ఆఫ్రికా — ఆసియా దేశాలలో చాలా నాటికి శిక్షణ ఇచ్చేటందుకై ప్రత్యేకంగా పారాషూట్ యుద్ధనిపుణుల దళాన్ని ఒకదానిని అమెరికా ఏర్పాటు చేసినట్లు రక్షణశాఖ ఇవాళ ధృవపరిచింది.

అంబికా జవ్వాజి బత్తి.
క్యూటీకూర సెంటు. మనోహరం సెంటు. వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రొడక్ట్సు రిజిష్టర్డు
ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

దక్షిణ రైల్వే
టెండరు నోటీసు

విజయవాడ రైల్వే ఆస్పత్రికి 1—4—61 నుంచి ఒక సంవత్సరంపాటు పాలు, వెన్న సప్లయి చేయుటకు సీల్డు టెండరులు దిగువ సంతకముదారుచే కోరబడుతున్నవి.

విజయవాడ రైల్వే ఆస్పత్రి డి ఎం. ఒ. కు రు. 2 (రెండు రూపాయలు) చెల్లించిన మీదట ఆయననుండి టెండరు షెడ్యూలు పొందుటకు కడపటి తేది 28—2—61.

విజయవాడ దక్షిణరైల్వే డివిజనలు పే మాస్టరుకు ధరావతు సొమ్ము క్రింద రు. 200 లు చెల్లించుటానికి (చెక్కులు అంగీకరించబడవు), కడపటితేదీ 4—3—61

దిగువ సంతకముదారుకు టెండర్లు పంపడానికి కడపటి తేదీ 8—3—61.

టెండర్లు తెరువబడు కడపటితేదీ 9—3—61

అన్ని టెండర్లు సీల్డు కవర్లలో ''పాలు,వెన్నసప్లయిచేయడానికి టెండర్లు'' అనిసూపర్‌స్క్రైబ్ చేసి, గడువుతేదీలోగా దిగువ సంతకముదారు అడ్రెసుకు పంపవలెను.

డివిజనల్ సూపరింటెండెంటు,
(మెడికల్)
దక్షిణరైల్వే, విజయవాడ

సంగ్రహ ప్రకటనలు

కనపడటంలేదు

దండా వీరారెడ్డి, 9 సం. సరిగా మాట్లాడలేడు, ఎడమ చెవిపై 2 అం. మచ్చ, చామనచాయ 16 వ తేదీన యిల్లు వదలి వెళ్ళినాడు. ఆచూకీ తెలిపినవారికి బహుమానము యివ్వబడును.

దండా నాగిరెడ్డి, వరగాని, శిరిపురము పోస్టు, గుంటూరు జిల్లా.

నోటీసు

దరిశి బ్లాకు పంచాయతీ సమితి కార్యాలయము

నెల్లూరు జిల్లా దర్శి తాలూకా దర్శి పంచాయతీ సమితి ఏరియాలోని యింజనీరింగు పనులు నిర్వహించుటకుగాను కంట్రాక్టరుగా రిజిష్టరు చేసుకొనుటకు అనుభవము గలవారినుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తుదారులు రు 25—00 (ఇరువై అయిదు రూపాయిలు) దర్శి సబ్ ట్రెజరీలో పంచాయతీ సమితి పేరున దర్శి సబ్డు క్రింద చెల్లించి చలానా అర్జీతో జతపర్చి పంపవలయును. ఈ రు 25—00 (యిరువై అయిదు రూపాయిలు) ఎట్టి పరిస్థితులలోను వాపసు చేయబడవు.

దరఖాస్తుదారులు తమ అర్జీలతోబాటు తహశీలుదారు వద్ద తీసుకున్న తమ ఆస్తి వివరముల సర్టిఫికెటును (సాల్వెన్సీ సర్టిఫికెటు) కూడా జతపర్చవలయును. రు 25—00 చలానానుగాని, ఆస్తి వివరముల సర్టిఫికెటునుగాని జతపర్చని అర్జీలు ఆలోచించబడవు.

సమపురేటి సత్యనారాయణ,
బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు

ప్రకటన

పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా యర్నగూడెం సహకారపరపతి సంఘమునకు గోడౌను నిర్మించుటకు రిజిష్టర్డు కంట్రాక్టర్ల వద్దనుండి ది 28—2—61 మధ్యాహ్నం గం 12 లలోగా సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు అదేరోజున సాయంత్రం గం 4 లకు సంఘ ఆఫీసులో తెరువబడి ప్రెసిడెంటుగారి చేతను, పంచాయితీదార్ల చేతను పరిష్కరింపబడును.

ఎస్టిమేటు మొత్తం రు 21000
ధరావత్తు రు. 2000—

వరహారిసెట్టి లక్ష్మీపతిరావు, ప్రెసిడెంటు.

టెండరు నోటీసు

పెద్దాపురం మున్సిపాలిటీ

ది 2—3—61 తేది సాయంకాలము గం. 4 వరకు శ్రీ పెద్దాపురంమున్సిపల్‌కమీషనరుగారిచే యీ దిగువవానికి సీలువేసిన టెండర్లు తీసికొనబడును. అదేరోజున గం. 4—30 లకు టెండర్లు తెరువబడును. టెండరు వివరములు ఆఫీసు పనిచేయుకాలములో తెలుసుకొనవచ్చును.

రైలీమార్కెట్టుకుయింప్రూవుమెంట్లుచేయుట
ఎస్టిమేటు రు. 3000—00
కట్టవలసిన ధరావత్తు రు. 150—00

సం. బి. వీరయ్య, కమీషనరు.

ప్రకటన

మీ అభిమాన సినీతారల ఒరిజినల్ ఫొటోలు అందమైన పోజులలో కార్డుసైజు డజను రు5—పోస్టేజి అదనం. వివరములకు :

సినీ ఫొటో డిస్ట్రిబ్యూటర్సు, తణుకు.

యాక్ మృగంపై పరిశోధన

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21:—

హిమాలయ పర్వతశ్రేణులలో యాక్ మృగం గురించి పరిశోధన గావించడానికి భారత వ్యవసాయ మండలి నిశ్చయించింది. ఎత్తు ప్రదేశాలలో యాక్ మృగం గురించి పర్యవేక్షయాలని వీరు నిశ్చయించారు.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ నవమి
1961 ఫిబ్రవరి 23, గురువారం
నవమి తె 4—33 వరకు
రోహిణి ప. 2—31 వరకు
వర్జ్యం ఉ: 7.02—8.44 వరకు
రా: 9.58—11.37

ఆంధ్రప్రభ

1961 ఫిబ్రవరి 23, గురువారం

ఎట్టకేలకు—

పెక్కు తర్జన భర్జనల అనంతరం భద్రతాసంఘం ఎట్టకేలకు కాంగో సముద్ధరణకు సాయపడగల తీర్మానాన్ని చేయగలిగింది. ఆఫ్రో - ఏషియన్ రాజ్యాల ప్రతినిధులుగా సిలోను, లైబీరియా, యునైటెడు అరబ్ రిపబ్లిక్‌లు ప్రతిపాదించిన ఈ తీర్మానానికి ప్రతికూలంగా ఎవ్వరూ వోటు చెయ్యలేదు. మొత్తం 11 మంది సభ్యులలో 9 మంది అనుకూలంగా ఓటుచెయ్యగా రష్యా, ఫ్రాంసులు మాత్రం తటస్థంగా ఉన్నాయి.

తాను కోరినప్రకారం హామర్ షెల్డును బర్తరఫ్ చేసే ప్రస్తావన తీర్మానంలో లేసందుకు రష్యా తాటస్థ్యం వహించింది. ఫ్రాంసు తాటస్థ్యానికి కారణం తీర్మానంలో బెల్జియంపై తీవ్ర విమర్శ ఉండడమట. అయినప్పటికీ తీర్మానానికి వీరు ప్రతికూలురు కాదుగనుక, మొత్తంమీద ఇది సర్వసమ్మతి నందిన తీర్మాన మనే చెప్పవచ్చు.

హామర్షెల్డును బర్తరఫ్ చెయ్యడమేకాదు, లుముంబా హత్యకు బెల్జియంపై ఆంక్షలు విధించాలనీ, కాంగోలో సమితి కార్యక్రమం నెలరోజుల్లో ముగించాలనీ, షోంబే, మొబుటూలను అరెస్టుచేసి వారి సైన్యాలను నిరాయుధం చెయ్యాలనీ రష్యా వాంఛించింది. కాని, ఆ ప్రతిపాదనలతో కూడిన రష్యా తీర్మానానికి రష్యా ఓటుతప్ప ఇంకెవ్వరిఓటూ పడలేదు. రష్యాది కేవలం అవసరాన్ని మించిన హంగామా అని చెప్పక తప్పదు.

సిలోను, లైబీరియా, యునైటెడు అరబ్ రిపబ్లిక్కులు తొలుత ప్రతిపాదించిన తీర్మానంలో లుముంబా ప్రతికూల వర్గాలవారి ఘాతుక కృత్యాలను గురించిన ప్రస్తావనమాత్రమే ఉన్నది. తదితర వర్గాలు చేసిన క్రూరకృత్యాలునైతం కలిపివచ్చేటట్టు తీర్మానాన్ని అమెరికా సవరించబూనగా రష్యా దానిని వీటోచేసింది. సమితి నిబంధనల ప్రకారం తీర్మానానికి కనీసం ఏడు ఓట్లయినా రానందున తీర్మానం వీగిపోయింది. ఈ సందర్భంలో రష్యా, అమెరికాల ప్రతినిధులు కొంత తీవ్రంగా ఘర్షణ పడ్డారు.

సిలోను, లైబీరియా, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్కుల మలి తీర్మానానికి మాత్రం ఈ గతి పట్టలేదు. పైన చెప్పినట్టు ఎవరి ప్రాతికూల్యమూ లేకుండా నెగ్గిన ఈ తీర్మానం, కాంగోలో అంతర్యుద్ధం నివారించడానికి తుదకు అవసరమైతే బల ప్రయోగంద్వారానైనా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సమితిని కోరుతున్నది. కాంగో నుంచి బెల్జియన్లు మొదలైన విదేశీయవర్గాలను తక్షణం ఉపసంహరింపజేయాలనీ, లుముంబా హత్యనుగురించి వెంటనే నిష్పాక్షికమైన విచారణ జరిపించి నేరస్థులను శిక్షించాలనీ, నిర్దేశిస్తున్నది. అంతేకాక, సమితి రక్షణక్రింద కాంగో పార్లమెంటును సమావేశం చేయించాలనీ, కాంగో సైనిక దళాలను పునర్వ్యవస్థీకరించి, రాజకీయాల్లో వాటికి జోక్యం లేకుండేటట్టు కట్టుదిట్టాలు చెయ్యాలనీ కూడా ఆశిస్తున్నది.

మన నెహ్రూప్రధాని హెచ్చరిస్తూ వచ్చిందికూడా సమితి కాంగోలో ఇటువంటి పటిష్ఠమైన కార్యక్రమానికి పూనుకోవాలనే. లుముంబా వంటి స్వాతంత్ర్య వీరులెందరో బలియైపోయిన పిమ్మట, ఈనాటికి సమితి తన కర్తవ్యం గుర్తించ గలిగింది. ఇక ఈ ఆదేశాన్ని హామర్ షెల్డ్ శక్తి సామర్థ్యాలతో కార్యరూపంలో పెట్టడమే కావలసింది. తాను పక్షపాతపూర్వకంగా వ్యవహరించినట్టు ఇదివరలో తనపైవచ్చిన నిందలు నిరాధారములని రుజువయ్యేలాగున అతడికమీద కార్యశూరత్వం చూపడం అవసరం.

ప్రధానినెహ్రూ చెప్పినట్టు, లోగడ సమితిచేసిన పొరపాట్లలో ముఖ్యమైనది ప్రెసిడెంట్ కసావుబూ నాయకత్వాన వచ్చిన ప్రతినిధివర్గాన్ని గుర్తించడం. సామరస్యసంఘపు నివేదిక వచ్చేవరకూ వేచివుండాలని అప్పట్లో ఇండియా హెచ్చరించినా వినిపించుకోలేదు. తరువాత కాంగోలో జరిగిన దుర్ఘటనలన్నీ దీని విషఫలితాలే. కాంగో భవిష్యత్తు నిర్ణయించవలసినది కాంగో పార్లమెంటుగాని కసావుబూ బృందంకాదు. నూతన బాధ్యతలు నిర్వహించబోయే హామర్షెల్డ్ ఇది గుర్తుంచుకొని మెలగడం అత్యంతావశ్యకం.

విద్యుద్వేగంతో పనులు జరగవలసిన సమయమిది. ఒక్కొక్కరోజు గడచినకొలదీ ఎందరెందరి ప్రాణాలు అన్యాయంగా బలియైపోతాయో చెప్పలేము. లుముంబా ముఖ్యానుయాయులార్గురు బక్వాంగాలో ఉరితీయబడ్డారు. మరికొందరు కూడా ఇట్లే తుదముట్టించబడినట్టు వార్తలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలలోనూ కాంగోలో ఇప్పుడు బీభత్సం తాండవిస్తున్నది. ఈ మహావిపత్తు నుండికాంగోనురక్షించి, స్వతంత్రపథంలో అది త్వరలో నిరుపద్రవంగా ప్రయాణించేటట్టు చేయగలిగినప్పుడే, సమితి తన ఉనికిని సార్థకపరచుకొని ప్రపంచానికి ఆశాజ్యోతిగా దీపింపగలిగేది.

ఆందోళనకరం

డాక్టర్ బి. సి. రాయ్ ప్రభృతులు నేడు (22 తేదీ) వెలువరిచిన ప్రకటననుబట్టి ఇండియా హోం మంత్రి శ్రీ గోవిందవల్లభ పంత్ దేహస్థితి యావద్భారత జాతికి ఆందోళన కలిగించక తప్పదు.

గతరాత్రి హెచ్చుగా ఉండిన టెంపరేచర్ నేటికి తగ్గివచ్చినా, నేటి ఉదయం 11-40 గంటలకు శ్రీ పంత్‌గారి స్థితి మిక్కిలి ఆందోళనకు కారణమౌతున్నదని డాక్టరుల ప్రకటన పేర్కొన్నది.

80 వ పడిలోవున్న శ్రీ పంత్ వయస్సునుబట్టి, దీర్ఘ కారాగారవాసంతో, పోలీసుల లాఠీ ప్రహారణాలతో, విశ్రాంతి నెరుగని దేశసేవతో శిథిలమైన ఆయన ఆరోగ్య స్థితిని బట్టి, నేడాయనకు సంభవించిన "సెరిబ్రల్ థ్రాంబోసిస్" అనే జాడ్య స్వభావాన్నిబట్టి కూడా శ్రీ గోవింద వల్లభపంత్ పరిస్థితి ప్రభుత్వ వర్గాలను, కాంగ్రెసు వాదులను మాత్రమే కాక, మొత్తం దేశాన్నే తీవ్రమైన ఆందోళనకు గురిచెయ్యడం సహజం.

స్వాతంత్ర్య సమరాంగణంలో ముందునిలిచి త్యాగధనులుగా పేరొందడంచేతనే కాదు, శాసన సభలలో ప్రవేశించి ప్రతిపక్ష నాయకులుగా బ్రిటిష్‌ప్రభుత్వానికి సింహస్వప్నం కావడంవల్లనే కాదు, స్వాతంత్ర్యసిద్ధి అనంతరం కూడా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతప్రభుత్వంలో హోం శాఖామాత్యుడుగా శ్రీ పంత్ ప్రదర్శించిన రాజ్యాంగ పరిజ్ఞానం, పరిపాలనా పాటవం, పార్లమెంటరీ ప్రజాస్వామిక సంప్రదాయానుభవం, అన్నిటినీ మించి ఆయనలో మూర్తీభవించిన ధైర్య, స్థైర్య, గాంభీర్యాది గుణసంపద మూలంగా అనేక విషమ ఘట్టాల నుంచి దేశం తెప్పరిల్లుకొనగల్గింది.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ అనంతరం భారతప్రభుత్వ హోం శాఖామాత్యపదవిని నిర్వహించిన వారిలో, అత్యంత క్లిష్ట పరిస్థితులలో ప్రధానినెహ్రూకు అండగా నిలవజాలిన నాయకులలో పండిట్ పంత్‌ను ప్రథమతః పేర్కొనక తప్పదు.

అట్టి దేశనాయకుని ఆయురారోగ్యాలు భారతదేశ సంక్షేమానికి ఇప్పట్టున అత్యవసరాలు.

డీన్‌రస్క్‌తో రష్యా రాయబారి సమావేశం

లావోస్ సమస్యపై 'ప్రాథమిక' చర్చలు

వాషింగ్టన్, ఫిబ్రవరి 21:—

వాషింగ్టన్‌లో సోవియట్ రాయబారి మైకేల్ మెన్షికోవ్ అమెరికా విదేశాంగమంత్రి డీన్‌రస్క్‌ను కలుసుకొని 'లావోస్' విషయమై ప్రాథమిక సంభాషణలు జరిపారు. మలయా, కంబోడియా, బర్మాదేశాలు పరిశీలకులను పంపాలని లావోస్ రాజు యిటీవల చేసిన ప్రతిపాదన గురించి పత్రికా విలేఖరులు ప్రశ్నించగా ఇంతవరకు తానా ప్రతిపాదనను పరిశీలించలేదన్నారు.

లావోస్ రాజు ప్రతిపాదనలను రష్యా ఆమోదించవలసిందని డీన్‌రస్క్ సోవియట్ రాయబారికి విజ్ఞప్తిచేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

కాంగ్రెసు శాసనసభా పక్ష సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 22 :—

కాంగ్రెసు శాసన సభాపక్ష కార్యదర్శి శ్రీ పి. వి. రాజేశ్వరరావు నేడు ఒక ప్రకటన చేస్తూ, బడ్జెట్ ప్రతిపాదనలను చర్చించడానికి పార్టీ సమావేశం 24 వ తేదీన సాయంత్రం అయిదు గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో జరుగుతుందని పేర్కొన్నారు.

పార్టీ కొత్త కార్యవర్గ ఎన్నిక మార్చి పన్నెండవ తేదీన జరుగగలదని కూడా ప్రకటించారు.

ఆంధ్ర, కేరళ, మద్రాసు రాష్ట్రాలకు ఉక్కుసరఫరా

ప్రత్యేక చర్యలు తీసికొన్నట్టు లోక్‌సభలో సర్దార్ స్వరణ్ సింగ్ ప్రకటన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 22:—

అస్సాం, ఆంధ్ర, కేరళ, మద్రాసు, రాష్ట్రాలకు ఉక్కు, ఇనుము సరఫరా పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసికొనడం జరిగిందని లోక సభలో ప్రశ్నోత్తరాల సందర్భంలో ఉక్కు, గనుల మంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ నేడు ప్రకటించారు.

ఈ రాష్ట్రాలలో ఉక్కు, ఇనుము కొరత నివారించడానికి ఈ చర్యలు తీసికొన్నామని ఆయన విశదం చేశారు.

శ్రీ హెచ్. సి. మాథుర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, దక్షిణాది రాష్ట్రాలకు చేరవలసిన సరఫరా విషయంలో తప్ప, ఇతర రాష్ట్రాలలో ఇనుము, ఉక్కు, ఉత్పత్తి పెరిగినందున క్రమంగా విదేశాలనుంచితగ్గుతున్నవని శ్రీ స్వరణ్ సింగ్ అన్నారు.

మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ, రూర్కేలా ఉక్కు కర్మాగారంలో 'తీవ్రమయిన లోపాలు' వున్నవని తాను భావించటం లేదన్నారు.

రూర్కేలా కర్మాగారాన్ని నిర్వహిస్తున్న మానేజిమెంటులో లోపాలున్నవని కూడా తాను భావించడంలేదని చెప్పారు.

వ్యవసాయ పరికరాలను తయారు చేయడానికి అవసరమయిన ఉక్కును సమకూర్చవచ్చుని, ఇందులో యిబ్బంది అంటూ ఏమీ లేదనీ, శ్రీ స్వరణ్ సింగ్ విశదం చేశారు.

పాలై బ్యాంకు వ్యవహారము

పాలై బ్యాంకు ఖాతాదార్లందరికీ రెండు నెలలలోపల 250 రూపాయల పరిమితి వరకు చెల్లించటం జరుగుతుందని ఆర్థికమంత్రి శ్రీమొరార్జీ దేశాయ్ వెల్లడి చేశారు.

శ్రీ డి. సి. శర్మ, తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, రెండునెలలలోపల మొత్తం 104 లక్షల రూపాయలను ఈవిధంగా ఖాతాదార్లకు చెల్లించడానికి ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు.

చిన్న మొత్తాలను నిలువచేసినవారిదృష్ట్యా వెంటనే ఈ మొత్తాలను చెల్లించే విషయమై, ఏర్పాట్లు చేయవలసిఉదని శ్రీ డి. సి. శర్మ విజ్ఞప్తి చేయగా, బ్యాంకు వ్యవహారాలను చూస్తున్న ప్రభుత్వోద్యోగి వీలయినంత త్వరలో మొత్తాలను చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆర్థికమంత్రి వివరించారు.

పాలై బ్యాంకు దివాళా తీయడానికి కారణభూతులైన డైరెక్టరులలో ఎవరిపైనా చర్య తీసుకోలేదని, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోనాలని, తలపెట్టలేదనీ, శ్రీ మొరార్జీ దేశాయ్ స్పష్టం చేశారు.

పాలై బ్యాంకును మరొక బ్యాంకులో విలీనం చేయాలన్న ప్రతిపాదన అంత బాగా లేదన్నారు.

నౌకాదళం, ఆయుధాలఉత్పత్తి

నౌకాదళానికి అవసరమయిన ఆయుధాల ఉత్పత్తి దేశంలో సంతృప్తికరంగా పెరిగినదనీ, లోకసభలో రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ వెల్లడిచేశారు.

శ్రీ రఘునాథసింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, నౌకాదళం స్వాధీనంలో ఉన్న నిర్మాణ కేంద్రంలో మామూలు నౌకల ఉత్పత్తి జరుగుతున్నదనీ, కొద్దిమార్పులు చేసిన అనంతరం ఇతర రకాల నౌకలు పరికరాల ఉత్పత్తికి వీలుండగలదనీ, వివరించారు.

నౌకాదళానికి అవసరమయిన ఆయుధసామగ్రిలో ప్రత్యేక నైపుణ్యంతో తయారు చేయవలసిన సామగ్రితప్ప మిగిలిన పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నవని శ్రీ కృష్ణమీనన్ వెల్లడి చేశారు.

తిరిగి సర్‌రాయ్ వెలెన్‌స్కీ ఎన్నిక

శాలిస్బరీ, ఫిబ్రవరి 21:—

రొడీషియా, న్యాసాల్యాండ్‌ల ఫెడరేషన్ ప్రధాని సర్‌రాయ్ వెలెన్‌స్కీ నేడు ఫెడరల్‌పార్టీ మహాసభలో ప్రభుత్వపక్షానికి అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైనారు.

రంగూన్‌లో విద్యార్థుల ప్రదర్శన

అమెరికన్ ఎంబసీ ఎదుట

రంగూన్, ఫిబ్రవరి [illegible]:—

[illegible] కొమింటాంగు బలాలకు అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వ్యాపించిన వార్తలు [illegible] కోపోద్రిక్తులైన బర్మీస్ విద్యార్థులు సుమారు వెయ్యిమంది యిక్కడి అమెరికన్ ఎంబసీపై రాళ్లు రువ్వుతూ, ఉద్రిక్త ప్రదర్శన జరుపగా పోలీసులు వారిని చెదరగొట్టడానికి [illegible] టియర్ గ్యాసు [illegible] తెలుస్తున్నది.

[illegible]

అదనపు పన్నులులేని రాష్ట్ర బడ్జెట్

శ్రీ భండారీ అభినందనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 22 :—

అదనపు పన్నులు లేకుండా బడ్జెట్టు ప్రతిపాదించినందుకు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు శ్రీ పి. ఎల్. భండారీ ఇవాళ రాష్ట్రప్రభుత్వాన్ని అభినందించారు.

పరిశ్రమల అభివృద్ధికి వ్యాపారస్తులు చూస్తున్నారనీ, ప్రత్యేకించి విద్యుచ్ఛక్తిని తక్కువ రేటుకు సరఫరా చేయాలనీ, విద్యుచ్ఛక్తిని వాడేవారి సంఖ్య బాగా పెరిగి తద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగగలదని సూచించారు.

ఇరాన్ - సింహళాల వాణిజ్య ఒడంబడిక

బాగ్దాద్, ఫిబ్రవరి 20:—

ఇరాక్ సింహళాలు నేడు తొలి వాణిజ్య ఒడంబడిక చేసుకొన్నాయి. ఇరాక్ సింహళానికి గుర్రాలు, ఒంటెలు, ధాన్యాలు, సిమెంట్, పెట్రోలు, ఉత్పత్తులు, పట్టు, నార ఈ ఒడంబడిక పరంగా సరఫరా చేస్తుంది.

హామర్‌షెల్డ్ సంతృప్తి

(3 వ పేజీ తరువాయి)

[illegible] ఐక్యరాజ్య సమితి [illegible] ఉపయోగించుటకు [illegible] ఆయన యిస్తున్నారనిమాడా శ్రీ హామర్‌షెల్డ్ అన్నారు.

జెనీవాకు సామరస్య సంఘం పయనం

లియోపాల్డ్‌విల్లీలో తమ కార్యభారాన్ని పూర్తిగా చేసిన ఐక్యరాజ్యసమితి సామరస్య సాధకసంఘం తమ నివేదికను సిద్ధం చెయ్యడానికి విమానంలో జెనీవాకు బయలుదేరి వెళ్ళగలదని నేడుయిక్కడ ప్రకటింపబడింది.

విదేశాల జోక్యం పూర్తిగా నిలిచిపోయేవరకు కాంగో సమస్యా పరిష్కారం సాధ్యపడదని ఈ సంఘం సభ్యులు అన్నారు.

భత్యహత్యా కాండకు వివాదాలకు స్వస్తి చెప్పి, తమ వివాదాల పరిష్కారంలో మానవుల ప్రాథమిక స్వత్వాలను కాంగోలీస్ గౌరవించాలని కూడా వీరు సూచించారు.

కాంగోలో తన చర్యలను శ్రీ హామర్‌షెల్డు సమర్థించుకొంటూ తన అధికారాన్ని మించి వర్తించగల అవకాశాన్ని సభ్యులు యివ్వలేదన్నారు.

తనపై రష్యా చేసిన నిందారోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు.

కాంగో పరిణామాల దర్యాప్తు బాధ్యతను తాను సలహా సంఘానికి అప్పగించగలనని కూడా ఆయన అన్నారు.

బక్వాంగాలో 16 మంది వధ

లియోపాల్డ్‌విల్లీ ప్రెసిడెంట్ కమిటాటూ ప్రకటన

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 21:—

దక్షిణ కాసై రాష్ట్ర రాజధాని బక్వాంగాలో లుముంబా అనుయాయులైన 16 మంది ప్రముఖ రాజకీయ నాయకులు వధించబడినట్లు లియోపాల్డ్‌విల్లీ రాష్ట్రం ప్రెసిడెంట్ శ్రీ క్లియోఫాస్ కమిటాటూ నేడిక్కడ పత్రికా విలేఖరులకు తెలియజేశారు.

ఇట్లా హత్య చేయబడినవారిలో శ్రీ లుముంబా మంత్రివర్గ సభ్యుడైన శ్రీ జాక్ లుంబాలా, మిత్రరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ నిన్నను భద్రతా సంఘంలో ప్రకటించిన ఆరుమంది కూడా వున్నారని ఆయన అన్నారు. కాంగోలీస్ జాతీయ వాదులను క్రమభద్ధ విధానంలో మట్టు పెట్టడంవల్ల శ్రీ కమిటాటూ దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు.

కాంగోనుంచి విడిపోవాలని ఉత్సాహించేవారి సహాయంతో తిరిగి తమ అధికార స్థాపనకు కటాంగియలిస్టులు చేస్తున్న 'దారుణ కుట్ర' యిది అని కూడా ఆయన అన్నారు.

మద్యనిషేధ చట్ట రక్షణ ఉద్యమం

సాధు సుబ్రహ్మణ్యం నాయకత్వాన కృష్ణాజిల్లాలో కార్యక్రమం ప్రారంభం

గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 21:—

మద్యనిషేధచట్ట రక్షణ దళం ఈ ఉదయం చెట్లనుండి వ్రేలాడే కల్లుకుండలను బద్దలుకొట్టే ఉద్యమాన్ని ప్రారంభించింది.

ఈ దళంలో శ్రీ యుతులు సాధు సుబ్రహ్మణ్యం, యర్నేని సూర్యనారాయణ, మానికొండ సత్యనారాయణశాస్త్రిగారలు వున్నారు.

ఈ దళంవారు ఈ రోజున కొమరవోలు, అడ్డాడలలో తమ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తాటి, ఈత చెట్లను గీయడానికి అనుమతించవద్దని గ్రామస్థులకు ప్రబోధించారు.

లుముంబా హత్యకు అమెరికా మద్దతు

నాసర్ ఆరోపణ

డెమాస్కస్, ఫిబ్రవరి 21:—

శ్రీ పాట్రిస్ లుముంబా హత్యకు అమెరికా మద్దత్తు కలదని యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ శ్రీ నాసర్ నేడు యిక్కడ ఒక సమావేశంలో పేర్కొన్నారు.

కాంగోలో పరిణామాలకు ఇంపీరియలిస్టులదే బాధ్యత అని ఆయన నిందించారు.

కాంగోకు యితర ఆఫ్రికన్ దేశాలకు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ పూర్తిగా సాయపడగలదన్నారు.

మాక్మిలన్‌కు నాసర్ లేఖ

లండన్, ఫిబ్రవరి 21:—

కాంగో పరిస్థితిపై యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ శ్రీ నాసర్ నుంచి బ్రిటిష్ ప్రధాని శ్రీహెరాల్డ్ మాక్మిలన్‌కు ఒకలేఖ అందిందని బ్రిటిష్ ఉద్యోగులు అన్నారు.

అయితే లేఖలోని వివరాలను వెల్లడించడానికి వీరు నిరాకరించారు.

ప్రెసిడెంట్ కెన్నడీ సోవియట్ ప్రధాని శ్రీ క్రుశ్చేవులకు కూడా లేఖలు వ్రాశారనీ, శ్రీ లుముంబా హత్య మహాప్రమాదకర పరిణామాలకు దారితీయగలదని ప్రెసిడెంట్ నాసర్ వీటిలో హెచ్చరించినట్లు కయిరో పత్రికలు సూచించాయి.

బ్రిటిష్ ఉద్యోగుల సమీకరణ

లండన్, ఫిబ్రవరి 21:

బ్రిటిష్ సైన్యానికి చెందిన మాజీ ఉద్యోగులు లండన్‌లోని బెల్జియం ఎంబసీద్వారా కటాంగా ఫారిన్ లిజియన్‌కు సమీకరించబడుతున్నదని 'డెయిలీ హెరాల్డ్' పత్రిక నేడు ప్రకటించింది.

రష్యాపై ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ విమర్శ

బ్రస్సెల్స్, ఫిబ్రవరి 21:—

కాంగోలోను, మొత్తంమీద ఆఫ్రికాలోనూ కల్లోలానికి, రక్తపాతానికీ రష్యా యత్నిస్తున్నదని యిక్కడి అంతర్జాతీయ స్వతంత్ర ట్రేడ్ యూనియన్ల కాన్ఫెడరేషన్ విమర్శించింది.

ప్రధాని నెహ్రూ హర్షం

ఢిల్లీ, ఫిబ్రవరి 21 :—

భారత ప్రధాని శ్రీ నెహ్రూ నేడు భద్రతా సంఘం తీర్మానంపట్ల హర్షం వెలిబుచ్చారు.

భారతసైనికులు కాంగోకు పంపబడగలరాలని పత్రికా ప్రతినిధులు ప్రశ్నించగా, అన్నిఏర్పాట్లు క్రమంగా జరిగే పక్షాన ఈ విషయం ఆలోచించబడగలదని ఆయన అన్నారు.

ఆషామాషీ

లోకాభిరామాయణంలో- మూకాభినయం

మొన్న ఒక మహిళామణి — విదుషీమణి, కూడా నలుగురిలో కూర్చుని లోకాభిరామాయణం పారాయణం చేస్తూ చటుక్కున ఆగి — కొంచెంసేపు మూకాభినయం చేసింది.

సదస్యులు కొంచెం తికమక పడ్డారు. ఆమెలో నుంచి ఏదో గంభీరమైన భావం దొర్లుకు రాబోతున్నదని — కొందరు గ్రహించారు. కొందరు అర్థంకాక గుడ్లు కోడిగుడ్లంత చేసుకుని కూర్చున్నారు.

కొంతసేపైన తర్వాత ఆమె నిట్టూర్పువిడిచి ''మనుష్యులను విశ్వసించకూడదని నిశ్చయించుకొన్నాను'' అంది. ఇదేమిటి? ఇంత గొప్పశపథం పూనింది — అని చాలామంది నోళ్లు తెరిచారు. అంతవరకు కునికిపాట్లు పడేవారు కొందరు కళ్లు తెరిచారు.

'ఎందువల్ల తల్లీ!' అని అడిగే ధైర్యం చాలామందికి లేకపోయింది. పోనీ, ఆవిడంతట ఆవిడే చెప్పుకు వస్తుందేమో ... ఆ పరమ రహస్యం తెలుసుకుందామని కొందరు కుతూహలపడ్డారు. కాని, ఆమె అపైన ఒక్కమాటకూడా మాట్లాడలా.

''పాపమిక ఈ సాధ్వీమణి మానవ సహాయమేమీ కోరదు కాబోలు ... దైవంమీదే భారం వేసి, జీవితాన్ని గగనమార్గానికి ఎగరవేస్తుంది కావన్ను'' అని ఒకాయన వెళ్లగా ప్రక్క వ్యక్తితో అన్నాడు...

నమ్మనివాళ్లే-నాగరికులు:

ఆయన చప్పరించి అన్నాడు ''మానవుల్ని నమ్మకుండానే జీవించవచ్చు ... నమ్మి జీవించాలని ఎక్కడున్నది? అసలు నమ్మకుండా జీవించేవాళ్లే నయం ... వాళ్లనే నాగరికు లంటున్నారు ... ఇంకా మాట్లాడితే, నవ్యపథగాములూ, కీర్తి సోములూ అని ఉగ్గడిస్తున్నారు...''—

ఆ వ్యాఖ్యానం విన్నారంతా, ఆ తాతగారు చెప్పింది ఎంతో నిజమనిపించింది. మానవుణ్ణి ఏ ఇతర మానవుడు విశ్వసిస్తున్నాడు? — అసలు విశ్వసించవలసిన అవసరం ఏముంది? ... తాత్కాలికంగా, తప్పనిసరిగా విశ్వసించినా — అది తమాషాక్రిందే మారిపోతుందిగాని — భరోసాగా వుండదు.

ఇంతలో ఈ దివ్యసూక్తి వెలువరించిన మహిళామణి, ప్రక్కనున్న వ్యక్తితో ''ఒక రిక్షా పిలిపిస్తారూ? ... ఇంటికి వెళ్ళాలి'' అంది.

మరో ఆయన ఆమాట అందుకొని ''అబ్బబ్బే! మళ్లీ రిక్షా ఎందుకూ? మనిషిగదా లాగేది...దిగేదాకా వాణ్ణి నమ్ముకోవాలిగదా! ... నడిచివెళ్ళడం న్యాయం'' అన్నాడు.

ఆమెగారికి కోపం వచ్చిందల్లేవుంది. ''రిక్షావాణ్ణి నమ్మటమేమిటండి ... ఒక బేడ పారేసి వెళ్లడానికి?' అంది.

''నమ్మకపోతే ఎలాగమ్మా ... వాడిబుద్ధి నిలకడగా వుంటుందనీ! ... మధ్యలో తిక్కరాదనీ, పరధ్యానంగావుండి ఏబండికో ఎదురుపెట్టడనీ — ఇవన్నీ నమ్మాలిగదా!' అన్నాడాయన.

''అలాటివన్నీ విశ్వాసాక్రిందకు రావు'' అని వెంటనే వెళ్ళిపోయిందామె.

''నిజమే...మానవులమీద విశ్వాసం పోయిన తర్వాత — ఆవిడ రిక్షా ఎట్లా ఎక్కుతుంది — ఎక్కితే సైకిలెక్కాలి!'' అని ఒక సభికుడు సెలవిచ్చాడు.

కొమ్మవిరిగి కోతి నూతిలో....

తాతగారు మళ్లీ అందుకొని ''నమ్మక్కర్లేదయ్యా బాబూ ... నమ్మకుండానే బండి నడవవచ్చయ్యా! ... నమ్మినవాళ్లు నలిగిపోతారు ... నమ్మకుండా తప్పించుకొన్నవాళ్లు గొప్పగా బ్రతుకుతారు? ....

''నమ్మి — వాళ్లు నమ్మలేదని తెలిసి, కొమ్మవిరిగి కోతి నూతిలోపడ్డట్టు పడటంకంటే — నమ్మకుండా ... శాఖా చంక్రమణం చెయ్యడంలో ఎక్కువ శాంతివుంది నరుడికి!'' అని తాతగారు తేల్చారు.

''పాపమావిడ భక్తిలో పడింది గావన్ను ... అందువల్ల అలా చెప్పివుంటుంది'' అన్నారొకరు.

''అయ్యో పాపం !...''అని నిట్టూర్చారొకరు.

''ఏమిటి మీరలా ఇదవుతున్నారు'' అని ఒక రడిగారు.

''కాదుటండీ మరి ... ఈవిడ విశ్వాసమంతా ఆ భగవంతుడిమీద ''సడన్''గా పారేస్తుందిగావన్ను ... ఆయన తట్టుకోలేక బాధపడతాడే, అభయం, అభయం అంటూ అర్జెంటు టెలిగ్రాం పంపుతాడో? ... పాపమాయనగారికి తప్పదీవిడ విశ్వాసభారం మోయడం'' అన్నారు.

''ఆలా డైరెక్టు రిక్రూట్‌మెంటుకి కలికాలంలో అవకాశం వుంటుందా!''అని మరి ఒకరికి సందేహం కలిగింది.

చిత్రగుప్తుడు-చిత్తుకాగితాలబుట్టలు

''ఆ చిత్రగుప్తుడికీ చిన్నచిన్న కరస్పాండెన్సు చూడడు! చిత్తు కాగితాల బుట్టలు అక్కడ వున్నాయి. అర్జంటు విషయాలే బోలెడు ఆలస్యమవుతాయి ... గజేంద్రుని ఆర్తి ఎన్నాళ్లకు అందింది? ... శబరి కబురు రాముడికి అందేటప్పటికి — ఆమె తలంతా పూచిక పువ్వుల గుబురైపోలా?...'' అన్నారు తాతగారు.

''అవునవును ... మును అందువల్లనే అంత కాలం ఘోరతపస్సు చేయవలసి వస్తూవుంటుంది. అలాటిది కృష్ణాజిల్లానుంచి ఒక కేకపెడితే విష్ణుమూర్తికి వినిపిస్తుందా ? '' అన్నాడొక సభికుడు.

తాతగారు మళ్లీ సంభాషణ అందుకొని ''ఆవిడ చెప్పింది నిజమేనయ్యా! లోకంలో నమ్మకాలు పోయాయి. భగవంతుణ్ణి నమ్మడంచేతకాకపోయినా — మానవులను నమ్మకుండా వుండటం మాత్రం చేతవుతోంది కాలంలో! ... ''

నిజానికి కాలంవాళ్లకి తెలియకుండా వేదాంతం అలవడుతోంది ... వారి మిథ్యావాదమంతా వీరు మరోరూపంలో అలవరుచుకొన్నారు.

అంతా మిథ్య-మథ్య మన గోడ వెందుకు....

ఒక వేదాంతితో ''అయ్యా నేను రేపు తిరిగి కలుసుకొంటాను'' అని గనక అంటే —

''నాయనా! నువ్వు పట్టి వెర్రివాడివి! రేపెక్కడ! కలుసుకోవట మెక్కడ! ... అసలు నువ్వనేవాడవే లేవు. నువ్వు మిథ్య, నేను మిథ్య, ఈరోజు మిథ్య, రేపు మిథ్య.. కలుసుకోవడం అంతకన్నా మిథ్య — మధ్య మళ్లా కలుసుకుందామనే మాటెందుకూ?'' అంటారు.

ఆదే ఈకాలపువారితో ''రేపువచ్చి సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు కలుసుకొంటా...'' అంటే —

''ఆ! నీమాట నమ్మవలసిందే! రేపు అంటూ రావాలి ... నువ్వంటూ కనపడాలి ... అంతా నమ్మవలసిందే' అని చప్పరిస్తారుగాని విశ్వసించడమనేది లేదు —

రైలు అందొచ్చు. వేళకు రాకపోవచ్చు

రేపు రైల్లో ఫలానావారు వస్తున్నారని ఎవరైనా ఎదురు చూస్తూ వుంటారనుకోండి— అది విన్న వాళ్లు ... ''ఆ! అంతమాత్రంతో ఎదురు చూడాలి! ఆ రైలు అందకపోవచ్చు — అందినా సరిగ్గా రాకపోవచ్చు — అసలాయనకు ఒంట్లో బాగుండక పోవచ్చు ... ఇన్నిటిని నమ్మి ఎదురు చూడటమేమిటి! వచ్చినతర్వాత 'వచ్చాడు' అనుకొంటే పోలా?'' అనడంకూడా కద్దు.

ఒకావిడ వెనకటికి భర్తతో అందిట — ''ఏమిటి ప్రతిదానికీ మీరు సలహో చెపుతారు— అమాత్రంనేనాలోచించుకోలేకనా ఏమిటి! ఇద్దరం ఒక డబ్బాలో బియ్యమే తింటున్నాం. ఒక నూతినీళ్లే త్రాగుతున్నాం' .

''ఆదేమిటె నీకుస్వాతంత్ర్య మెక్కడిదే? నేనువ్వు ప్రతివిషయానికి నన్ను నమ్ముకోవాలి. తెలిసిందా' అన్నాడటభర్త.

మిమ్మల్ని నమ్మానంటే నమ్మను:

''అదంతా వెర్రిమాట! నేనేది చెప్తున్నా నన్నానమ్ముతాగాని—మిమ్మల్నినమ్ముకు బ్రతుకుతున్నానం కేవలం నమ్మను!... బైటవాళ్ళు నమ్మితే నమ్ముతారు ... అది వాళ్లకర్మం ... నిజం చెపుతున్నాను ... మిమ్మల్ని నమ్మినప్పుడే నామనస్సు కొంచెం హాయిగా వుంటుంది ... నమ్మితే ఈపాటికి కపాలం బద్దలయ్యేది!...'' అన్నది.

మొదట్లో నలుగురితో, ''నేను మనుష్యుల్ని విశ్వసించడం మానేస్తున్నా''నన్న ఆవిడకు దేశంలో ''సపోర్టు'' చాలావుంటుంది. కాని, జీవితాన్ని యథాతథంగా చిత్రించడానికి ప్రత్యేకించి ''రిపోర్టులు'' తయారుచేస్తే —

''మానవులను విశ్వసించని మతం''వాళ్లు చాలా మంది దొరుకుతారు. భర్తతోనే, నిశ్చయంగా బైటకానివిషయం చెప్పగలిగిన ఆవిణ్ణి ప్రెసిడెంటుగా ఎన్నుకోవచ్చు కూడా.

—రావూరు

''నాకు మనుష్యులమీద విశ్వాసం పోయిం దెందుకనో.''

గ్రంథాలయోద్యమంతో సాంస్కృతికాభివృద్ధి

ఉపముఖ్యమంత్రి శ్రీ రంగారెడ్డి అభిభాషణ

హైదరాబాదు, ఫిబ్రవరి 22:—

దేశ సాంస్కృతికాభివృద్ధికి గ్రంథాలయోద్యమం చాలా అవసర మని ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి సదాశివపేటలో ఎ. వి. గ్రంథాలయ వార్షికోత్సవానికి మొన్న అధ్యక్షత వహిస్తూ నొక్కి వక్కాణించారు.

గ్రంథాలయోద్యమంవల్ల ప్రజలకు కలిగే లాభాలను శ్రీ రంగారెడ్డి వివరించి చెప్పారు.

జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ ఆర్. నర సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో రాజకీయోద్యమం గ్రంథాలయోద్యమంనుంచి ఉద్భవించిం దన్నారు.

శ్రీయుతులు కృష్ణమాచారి, జె. రాంరెడ్డి సమావేశంలో మాట్లాడారు. శ్రీ యం. వి. గుప్తా అతిథులకు స్వాగతం చెప్పారు.

సాయంకాలం కవి సమ్మేళనం జరిగింది. శాసనసభా స్పీకరు, శ్రీ ఎ. కాశీశ్వరరావు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు దివాకర్ల వెంకటావధాని, చేలంచెర్ల రంగాచార్యులు, కాళోజీ నారాయణరావు, తదితర కవులు సమ్మేళనంలో పాల్గొన్నారు.

గుంటూరులో ఇటీవల శ్రీ కాశీ కృష్ణాచార్యులుగారికి సంస్కృత సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరిగిన సందర్భంలో తీసిన ఫొటో. మకుటం ధరించి కూర్చున్నవారు శ్రీ కృష్ణాచార్యులుగారు. వారి ఎడమప్రక్కన కూర్చున్నవారు గవర్నర్ బి. రామకృష్ణారావుగారు

ఉత్తర రొడీషియాలో రాజ్యాంగ సంస్కరణలు

బ్రిటిష్ ప్రతిపాదనలకు ఆఫ్రికన్, శ్వేత జాతి నాయకుల తిరస్కృతి

శాలిసుబరీ, ఫిబ్రవరి 22:—

ఉత్తర రొడీషియాలో రాజ్యాంగ సంస్కరణలను ప్రవేశపెట్టడానికి వీలుగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రాన్ని శ్వేతజాతి వారి ఆధిపత్యంక్రింద ఉన్న రొడీషియా ఫెడరల్ ప్రభుత్వం తిరస్కరించింది.

వెంటనే శాలిస్‌బరీ, బులియావో నగరాలల్లో ఉన్న నాలుగు శ్వేతజాతి సైనిక పటాలాలు సర్వ సన్నద్ధంగా ఉండవలసిందని ప్రభుత్వం ఆదేశించింది.

ఉత్తరరొడీషియా శాసనసభలో యిప్పటికంటే ఆఫ్రికన్లకు ఎక్కువ స్థానాలను కల్పించడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే, ఆఫ్రికనులకు మెజారిటీ స్థానాలు కేటాయించేదీ, లేనిదీ, స్పష్టంగా ఈ శ్వేతపత్రంలో పేర్కొనలేదు.

ఇంతవరకు ఉత్తర దక్షిణ రొడీషియా శాసన సభలలో ఆఫ్రికన్లకు స్థానం అంటూ లేదు.

బ్రిటిష్ వలస శాఖామంత్రి ఇయాన్ మాక్లియాడ్ నిన్న ఈ శ్వేతపత్రాన్ని ప్రకటించారు.

కొత్త రాజ్యాంగ సంస్కరణలను ఆఫ్రికన్ నాయకులుకూడా తిరస్కరించారు. మాక్లియాడ్ ప్రతిపాదనలు అసహ్యంగా ఉన్నవని, అవి తమకు దిగ్భ్రాంతి ని కలిగించినవని, ఆఫ్రికన్ జాతీయ నాయకులు ప్రకటించారు.

ఈ రాజ్యాంగ సంస్కరణలు అమలు జరిగితే ఉత్తర, దక్షిణ రొడీషియాలు న్యాసాలాండులలో ప్రస్తుతం ఉన్న ఫెడరల్ ప్రభుత్వం విచ్ఛిన్నం కాగలదని ఫెడరల్ రొడీషియా న్యాయశాఖ మంత్రి శ్రీ గ్రీన్‌ఫీల్డ్ హెచ్చరించారు.

కామన్సు సభలో శ్వేతపత్రాన్ని మాక్లియాడ్ వెల్లడి చేసిన తరువాత వెంటనే రొడీషియా ఫెడరల్ ప్రభుత్వ మంత్రివర్గం సమావేశమై, సంస్కరణలను ప్రవేశపెట్టడంవల్ల కలిగే పరిణామాలను గురించి చర్చించారు.

ఆ తరువాతనే సైనికపటాలాలు సర్వసన్నద్ధంగా వుండవలసిందని ఉత్తరువు జారీచేశారు.

న్యాసాలాండు ఉత్తర దక్షిణ రొడీషియాలు ఆ మూడుకూడా బ్రిటిష్ ప్రభుత్వ రక్షణ ప్రాంతాలు. ఈ మూడు ప్రాంతాలను కలిపి ఫెడరల్ ప్రభుత్వంగా ఏర్పాటు చేయడం ఆఫ్రికన్ ప్రజలకు మొదటినుండి యిష్టంలేదు.

దక్షిణ ఆఫ్రికా సరిహద్దులను అనుకుని ఈ ప్రాంతాలున్నాయి. చాలాకాలంగా ఫెడరల్ ప్రభుత్వాన్ని రద్దుచేయాలని ఆఫ్రికనులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.

తాజా వార్తలు

కాంగో సామరస్య సాధకసంఘ సభ్యుల జెనీవా ప్రయాణం

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 22:—

శ్రీ రామేశ్వరరావు (ఇండియా)తో సహా కాంగోను గురించిన సమితి సామరస్య సాధక సంఘ సభ్యులు చాలా ముంది తమ నివేదికను వ్రాసుకోడానికై జెనీవాకు బయలుదేరివెళ్లారు.

భద్రతాసంఘానికి నైరోబీ ఆహ్వానం

నైరోబీ,(కీన్యా), ఫిబ్రవరి 22:—

భద్రతా సంఘం కాంగో సమస్యపై చర్చలను నైరోబీలో జరపాలని నైరోబీ మేయరు శ్రీ ఎరిక్ విల్సన్ ఆహ్వానించారు. నైరోబీ కాంగో ఈశాన్య సరిహద్దుకు సుమారు 400 మైళ్ల దూరంలో వున్నది.

98 మంది అల్జీరియన్ విప్లవకారుల వధ

అల్జీర్స్, ఫిబ్రవరి 22:—

ఫ్రెంచి సైనిక దళాలు నిన్న మొరాకో సరిహద్దులో 98 మంది అల్జీరియన్ విప్లవకారులను వధించి, మరి 42 మందిని ఖైదీలుగా పట్టుకొన్నారనీ, ఈ సరిహద్దు ప్రాంతంలో చాలా మాసాలనుంచి ఉభయపక్షాల దళాల మధ్య ఇంత పెద్ద పెట్టున పోరాటం ఎన్నడూ జరిగివుండ లేదనీ ఫ్రెంచి సైనిక ప్రధాన కార్యాలయం నేడు ప్రకటించింది.

కాంగోనుంచి విదేశీ సేనల ఉపసంహరణ సమస్య

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 22:—

కాంగోనుంచి ఒక నిర్దిష్టకాలంలోపల తమ సైన్యాలను ఐచ్ఛికంగా ఉపసంహరించేటట్లు బెల్జియమ్ తదితరదేశాలపైన వత్తిడితెచ్చేటందుకై మిత్రరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్షెల్డ్ దౌత్య, రాజకీయ వర్గాలద్వారా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.

ఫ్రాన్సుచే రోదసిలోనికి రాకెట్ ప్రయోగం

కొలంబ్‌బిచార్, సహారా, ఫిబ్రవరి 22:—

ఫ్రాన్సు నేడు ప్రప్రథమంగా ఒక ఎలుకను అగ్రభాగంలో అమర్చి రాకెట్‌ను రోదసిలోనికి ప్రయోగించినదని, రాకెట్ అగ్రభాగం, ప్రయోగించిన స్థలానికి 28 మైళ్లదూరంలో పడినదని నేడు అధికారరీత్యా ప్రకటింపబడింది.

ఫ్రాన్సు నేడు 93 మైళ్ల ఎత్తున రాకెట్‌ను రోదసిలోనికి ప్రయోగించింది. ఇందులోవున్న తెల్లని ఎలుక పేరు హెక్టర్ హెక్టర్. సురక్షితంగా భూమిమీదకు తిరిగి వచ్చింది. రాకెట్ ప్రయోగంవల్ల ఎలుకలో ఎలాటి స్పందన ప్రతిస్పందనాలుకలిగినదీ శాస్త్రజ్ఞులు కనుక్కోగలిగారు. ఎలుక నాడి ఎంతవేగంతో కొట్టుకొన్నదీ వివరాలన్నీ ట్రాన్స్‌మిటర్ ద్వారా తెలియ వచ్చాయి. ఈ ఎలుకలు ప్రయోగానికిముందు, గత డిసెంబరునుంచి ప్రత్యేకశిక్షణ యిచ్చారు.

అణ్వస్త్ర విమాన ప్రమాదం

అమెరికాలో సంఘటన: ముగ్గురి మరణం

హాక్సికేవ్, ఫిబ్రవరి 22:—

అణ్వస్త్రాలను కొనిపోయే బి—47 తరగతికి చెందిన జెట్‌విమానం అమెరికాలోని కెంటక్ రాష్ట్రంలో గత రాత్రి కూలిపోయింది. ప్రమాదం ఫలితంగా ముగ్గురు మరణించారు. విమానంలోని మరొక ఉద్యోగి ఏమయిందీ తెలియడంలేదు.

విమాన ప్రమాదం జరిగినప్పుడు అణ్వస్త్రాలు అందులో లేవని ఉద్యోగులు ప్రకటించారు.

కొత్తబాధ్యతల నిర్వహణకు అదనపు సైనికదళాలు అవసరం

కాంగో సమస్యపై భద్రతాసంఘం నిర్ణయానికి శ్రీ హామర్‌షెల్డ్ సంతృప్తి

ఉత్తర కాటంగా స్వాధీనానికి షోంబీ యత్నాలపై శ్రీ దయాళ్ విమర్శ

మిత్రరాజ్యసమితి కార్యాలయం, ఫిబ్రవరి 21:—

కాంగోలో అంతర్యుద్ధ నివారణకు బలప్రయోగానికైనా పూనుకొనడానికి తనకు అధికారమిస్తూ భద్రతాసంఘం చేసిన నిర్ణయంపట్ల సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ నేడు హర్షం వెలిబుచ్చారు, ఇదే సమయంలో కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ మొత్తం ఉత్తర కాటంగా ప్రాంతాన్ని బలప్రయోగంద్వారా వశపరచుకోడానికి యత్నిస్తున్నారని కాటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయ్‌సే షోంబీని నిందించారు.

17 గంటలపాటు చర్చకు పిమ్మట భద్రతా సంఘం ఆమోదించిన ఆఫ్రేషియన్ రాజ్యాల తీర్మానం పరంగా తాను కొత్త బాధ్యతలను నిర్వర్తించడానికి వీలుగా సమితి సైన్యం కొత్తదళాలతో మరింతగా బలపరచబడాలనే సంగతిని ఆ తీర్మానాన్ని బలపరచిన రాజ్యాలు గ్రహించాలని శ్రీ హామర్‌షెల్డ్ అన్నారు.

రష్యా, ఫ్రాన్సులు తటస్థంగా వుండి, మిగిలిన తొమ్మిది రాజ్యాలు ఆమోదించిన ఈ తీర్మానం మరింత స్వతంత్రంగా వ్యవహరించడానికి సమితికి సెక్రెటరీ జనరల్‌కు అధికార మిచ్చింది.

భద్రతాసంఘం ఆమోదించిన ఈకొత్త తీర్మానాన్ని కూడా లోగడ తీర్మానాలకు వలెనే శ్రీ హామర్‌షెల్డ్ విఫలం చెయ్యడానికే హామీ ఎక్కడ వున్నదని మాస్కోరేడియో నేడు ప్రశ్నించింది.

భద్రతాసంఘం తీర్మానం అనుకూలంగా వున్నదనీ, యితర దేశాలవారికంటే బెల్జియం సైనికులు రాజకీయ సలహాదారులు ముందు వైదొలగాలని, మిత్రరాజ్యసమితి పట్టుపట్టని పక్షములో ఈ తీర్మానాన్ని అమలు జరుపడానికి తాము తోడ్పడగలమని బెల్జియం ప్రతినిధి శ్రీ వాల్టర్ లోరిడన్ అన్నారు. కాంగోలో రాజకీయ నాయకుల హత్యలను బెల్జియం నిరసిస్తున్నదనీ, అవి ఎవరు చేసినప్పటికీ వారినిశిక్షించవలసిందేనని ఆయనఅన్నాడు. తమదేశంపై చెయ్యబడిన నిందారోపణలు నిరాధారమైనవన్నారు.

భద్రతాసంఘం కాంగోలోనే సమావేశం కావాలన్న లైబీరియా సూచనను అమెరికా, రష్యాల ప్రతినిధులు బలపరచినప్పటికీ భద్రతాసంఘం ఏ విధమైన చర్యను తీసుకోలేదు. ఈ సంగతి తాను యితరప్రతినిధులతోసంప్రతించి, అప్పుడు భద్రతాసంఘాన్ని సమావేశపరచగలనని బ్రిటిష్ ప్రతినిధి సర్ పాట్రిక్ డీన్ అన్నారు.

భద్రతాసంఘం పత్రంగా సభ్యులకు పంచి

(మిగతా 2 వ పేజీలో)

లాహోర్‌లో సభలపై నిషేధాజ్ఞ

పాక్ ప్రభుత్వచర్య

రావల్పిండి, ఫిబ్రవరి 22 —

లాహోరు నగరంలో ప్రదర్శనలు వూరేగింపులపై నిషేధాజ్ఞలనుపశ్చిమపాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసింది. కాంగో తొలిప్రధాని శ్రీ పాట్రిస్ లుముంబా, ఆయన అనుచరుల హత్యపట్ల నిరసన ప్రదర్శనలు జరిగిన అనంతరం ఈ నిషేధాజ్ఞలను ప్రభుత్వం అమలు పరిచింది.

అంతకు ముందు లాహోర్ నగర వీధులలో విద్యార్థులు పెద్దఎత్తున లుముంబా హత్యపట్ల నిరసన ప్రదర్శనలు జరిపారు. లాహోర్ న్యాయవాదుల సంఘం కూడా ఈ హత్యపట్ల నిరసన తెలుపుతూ తీర్మానించింది.

హైదరాబాదు, ఫిబ్రవరి 21:—

70 ఏళ్ల వయస్సుగల ఎమెన్‌రాజా అహమ్మద్ కారు సైన్యానికి చెందిన ఒక శకటంతో ఢీకొన్న ప్రమాదంలో ఆయన భుజం ఎముక విరిగిందట.

రెండు మూడేళ్లుగా అహమ్మద్ రాజా అస్వస్థంగా వుంటున్నారు.

న్యూయార్కులో టాగూర్ నాటకం

'కింగ్ ఆఫ్ ది డార్క్ ఛేంబర్' ప్రదర్శన

న్యూయార్క్, ఫిబ్రవరి 21:—

మహాకవి, తత్త్వవేత్త, నాటకకర్త, రవీంద్రనాథ్ టాగూర్ నాటకం 'కింగు ఆఫ్ ది డార్క్ ఛేంబరు'ను గత రాత్రి జాన్ హస్ థియేటరులో ప్రదర్శించారు. ఆ భారతీయ ప్రాచీన రంగస్థల కళాఖండాన్ని సంస్కృతీపరులైన ప్రేక్షకులు తిలకించారు.

ఉన్నత స్థాయిని ప్రత్యేక సంగీతం, దుస్తులు, అభినయంతో ప్రదర్శింపబడిన ఆ నాటకాన్ని సామాన్య పాశ్చాత్య ప్రేక్షకులు అర్థం చేసుకొనటం కొంచెం కష్టం. కాని వేర్వేరు రీతుల్లో విశదీకరింపబడిన ఆ నాటకతత్త్వం సత్యాన్వేషణను ప్రేరేపిస్తుంది.

నాటకంలో 15 రంగాలు ఉన్నవి. గ్రామీణుల బృందగానం, పాదరక్షలు లేకుండా రంగస్థలాన్ని తాడించే నృత్యాలు, అప్పుడప్పుడు మృదంగం, డోలు శబ్దాలు, వివిధ ధ్వనులు, భారతీయ రంగస్థల నటనలోని సాంప్రదాయక విచిత్ర అంగ విన్యాసాలతో ఆ నాటకం రక్తికట్టింది.

ఒక రాణీ తానెన్నడూ చూడని ఒక రాజును ప్రేమించి అతనికై అన్వేషణ సాగిస్తుంది. కాని పొరపాటున చక్రవర్తిలా వేషం వేసుకు తిరిగే ఒక మోసపు రాజును, తన స్వప్నసుందరుడను కొని ప్రేమిస్తుంది.

తన తప్పు గ్రహించినప్పుడు ఆమె వెంటనే చీకటి గదిలోనికి పరిగెత్తి అసలు రాజును చూస్తుంది. కాని ఆయన మోహం వికృతంగా ఉండటంచేత ఆమెకు చూడదు.

ఏ విధంగానయినా ఆ చీకటి గదిలోనికి తిరిగి రావాలని ఆమె మనోవాక్కాయ కర్మలా చేసే ప్రయత్నాలు తక్కిన నాటకంలో కనిపిస్తవి. చివరకు హృదయపూర్వకంగా ఆమె తన రాజుకు అర్పితమవుతుంది.

ఈ నాటకానికి వేర్వేరు విధాలుగా అన్వయం చెప్పారు. అయితే మూలం ఏమిటంటే ఆ రాజు పరమాత్మ. చీకటి గది మానవ హృదయం ఎవరికి వారు వారి ఆత్మల్లోనే ఆయనను చూడగలరు. అర్థం చేసుకోగలరు.పూజించగలరు. ఆత్మ సంస్కారం కలిగిన పిమ్మటే ఆ చీకటి గది వదిలేటందుకు వీలవుతుంది.

లైట్లను వేర్వేరు విధాలుగా ఉపయోగించటంతో వేర్వేరు ప్రదేశాలు కనిపించేలా బిల్ డిమోస్ నిర్మించిన ఒకే సెట్టులో ఆ నాటకం ప్రదర్శించారు. లైట్ల ఏర్పాటును స్టీఫెన్‌పాల్ స్టాంట్ పర్యవేక్షించారు.

బృంద దృశ్యాలు, ఒకరు ఇద్దరూ కనిపించే ఇతర దృశ్యాలు నడిపించటంలో భారతీయ ప్రముఖ యువరంగస్థల దర్శకుల్లో ఒకరయిన కృష్ణ ప్రతిభ అనుక్షణం కనిపిస్తుంది. లిన్ కారల్ రూపొందించిన దుస్తులు, అనా — పోలినా రూపొందించిన శిరోలంకరణలు ఎంతో ముచ్చటగా ఉన్నవి.

గ్రామీణ సాధువు, రాజుగారి హాస్య సర్తకుడుగా నటించి నృత్యాలకు దర్శకత్వం వహించిన భాస్కర్ ప్రతిభ కొనియాడదగింది. భారత దేశ యువ నటీమణుల్లో పేరెన్నిక గన్న సూర్య కుమారి రాణిగాను, బ్రాక్ పీటర్సు రాజుగాను నటించారు. బ్రూన్ హెచ్ గ్లోవర్ రాహిలా, మధుర్ జాఫ్రీ నోయెల్‌షోర్ట్‌జా, విల్సన్‌లుషెన్ మొదలైన అనేకమంది అమెరికన్లు, భారతీయులు అందు పాల్గొన్నారు.

టాగూర్ శతజయంతి ఉత్సవ సందర్భంలో న్యూయార్కులో ఈ నాటకం ప్రదర్శించటం అత్యంత ప్రశంసనీయం.

శ్రీనగర్, ఫిబ్రవరి 22:—

రాజ్యసభ సభ్యుడు శ్రీ సయ్యద్ మహమ్మద్ షా జలాలీ నిన్నరాత్రి ఇక్కడ మరణించారు.

ఏడెనిమిది వేల మంది సైనికులు

ఆఫ్రేషియన్ తీర్మానం అమలుకు అవసరమట

మిత్రరాజ్యసమితికార్యాలయం, ఫిబ్రవరి 22:

కాంగోలో అంతర్యుద్ధ నివారణపై భద్రతా సంఘం ఆమోదించిన ఆఫ్రేషియన్ రాజ్యాల తీర్మానాన్ని అమలుపరచడానికి సుమారు ఏడెనిమిది వేలమంది సైనికులు కావలసి వుంటుం దని అభిజ్ఞవర్గాలవారు అన్నారు. ఈసందర్భంలో వెన్వెంటనే వెయ్యి నుంచి మూడువేల మంది వరకు యుద్ధసన్నద్ధులైన సైనికులు తక్షణం కావలసివుంటారనీ, పాకిస్తాన్ కూడా సైన్యాలను పంపగోరుతున్నదనీ తెలుస్తున్నది.

అయితే సేనలు యితర వర్గాలనుంచి లభ్యమయ్యేదీ లేనిదీ స్పష్టంకాకున్నప్పటికీ, యింతకాలంగా సమావేశమైన కాంగోలో సమితి సైనికచర్యలలో పాల్గొనరాదని నిర్ణయించుకొన్న దేశాలు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవచ్చునని అనుకొంటున్నారు.

లుంబాలా ఉరితీత

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 21:—

లుముంబా ప్రభుత్వంలో లోగడ మంత్రిగా వున్న శ్రీ జాక్వెస్ లుంబాలా కూడా కాసై రాష్ట్రంలో లుముంబా అభిమానులైన ఆరుగురితోను ఉరితీయబడిన మాట నిజమని మిత్రరాజ్యసమితి కార్యాలయం ప్రకటించింది.

ఇలియో ప్రభుత్వం ఈ హత్యలపై ఏ ప్రకటన చెయ్యలేదు. అయితే దేశీయ వ్యవహారాల మంత్రి శ్రీ సైరిల్ అబ్దుల్లా ఒక ప్రకటన చేస్తూ, ఇలియో మంత్రివర్గం ఏర్పాటుకు ముందే బక్వాంగాకు మార్చబడ్డారనీ, వీటిని గురించి ఇలియో ప్రభుత్వానికి ఏమీ తెలియదన్నారు.

"ఈ సందర్భంలో మేము ప్రతీకారానికి కక్ష సాధించడానికి పూనుకోదగదు. బాధపడిన వారు ఇం, సహనం వహించి శాంతిస్థాపనలో తోడ్పడాలి" అని ఆయన అన్నారు.

అయితే ఈ దారుణాలను గురించి దర్యాప్తు చేసే వేర్పాట్లను విచారణకు పెట్టడానికి మంత్రి వాగ్దానం చేశారు.

రష్యాతో ఇండియా వాణిజ్యం

అభివృద్ధికి అవకాశాలు హెచ్చుగా గలవని కోసిగిన్ వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22:—

ఇప్పటికంటె రష్యా, భారత దేశాలమధ్య వాణిజ్యం పెంపొందే అవకాశం కలదని సోవియట్ డిప్యూటీ ప్రధాని శ్రీ వి. ఎస్. కోసిగిన్ నిన్న ప్రకటించారు.

భారతీయ ప్రపంచ వ్యవహారాలమండలి ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగిస్తూ రెండు దేశాలమధ్య వాణిజ్యాభివృద్ధి జరుగడానికి అవకాశాలు హెచ్చుగా వున్నవని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రష్యా వాణిజ్య ప్రతినిధివర్గానికిఅదనంగా రెండుకోట్లరూబుళ్ళు ఖరీదుచేసే వస్తువులను ఖరీదు చేయవలసిందని ఉత్తరువులు అందినవని వెల్లడిచేశారు.

రష్యా భారతదేశాలమధ్య కుదిరిన దీర్ఘకాలిక ఒడంబడిక అనుసరించి 1961 లో 4 లక్షల టన్నులు, 1962 లో 5 లక్షల టన్నులు 1963 లో 10 లక్షల టన్నులు నూనెను సోవియట్ యూనియన్ ఎగుమతి చేయుగలదని కోసిగన్ వివరించారు. సోవియట్‌యూనియన్ అదనంగా నూనెను సరఫరా చేయుగల స్థితిలో ఉన్నదని కూడా ఆయన పేర్కొన్నారు.

అక్రా, ఫిబ్రవరి 22:—

కాంగోనుంచి అన్ని విదేశ దౌత్యకార్యాలయాలు, ప్రతినిధుల తాత్కాలిక ఉపసంహరణ తక్షణం జరగాలని ఘనా, గినియా, యునైటెడ్ రిపబ్లిక్, మాలి, మొరాకో, అల్జీరియా "తాత్కాలిక ప్రభుత్వ" విదేశాంగ మంత్రులు నేడిక్కడ ప్రకటించారు.

ఇండియాకు నెదర్లాండ్స్ సహాయం

విదేశాంగమంత్రి ప్రకటన

హేగ్, ఫిబ్రవరి 22:—

భారతదేశ అభివృద్ధి ప్రణాళికలకు సహాయపడే నిమిత్తం, అంతర్జాతీయ సంస్థలో చేరడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం కుతూహలపడుతున్నట్లు నేడు డచ్చి విదేశాంగమంత్రి, జోసఫ్ లున్స్ నేడు పార్లమెంటులో ప్రకటించారు.

ఇండియాపై నేపాల్ పత్రికలలో వ్యతిరేక ప్రచారం

కొంతతగ్గినదని శ్రీ నెహ్రూ వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 22:—

భారతదేశంపై వ్యతిరేకంగా నేపాల్‌లో జరుగుతున్న ప్రచారం గురించి భారతదేశం ఆదేశప్రభుత్వాన్ని కోరినతరువాత కొంతతగ్గినదని ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ, నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధాన మిస్తూ చెప్పారు.

రెండవ ప్రణాళికా కాలంలో 80 లక్షల మందికి పనులు చూపాలన్న సవరించబడిన ప్రమాణం సాధించబడగలదని కార్మిక శాఖ ఉపమంత్రి శ్రీ ఎల్. ఎస్. మిశ్రా చెప్పారు. రెండవ ప్రణాళికలో కోటి ఉద్యోగాలు కల్పించాలని ఆదిలో అంచనా.

తృతీయ ప్రణాళిక 140 లేక 150 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలదనికూడ ఆయన చెప్పారు.

అభువరిశ్రమల రంగానికి కావలసిన ఉక్కు, మొదలైన వాటి నిల్వలను ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు గైకొంటున్నవనీ, అయితే విదేశీ మారకద్రవ్యం కొరతవలన పెద్ద పెద్ద నిల్వలు ఉంచటం కష్టమవుతుందని పరిశ్రమల మంత్రి శ్రీ మనూభాయ్ షా చెప్పారు.

లుముంబా హత్య దర్యాప్తు

ఇండియా ప్రతిపాదన

న్యూయార్క్, ఫిబ్రవరి 22:

కాంగో తొలి ప్రధాని శ్రీ లుముంబా ఆయన అనుయాయుల హత్యలను గురించి దర్యాప్తు చెయ్యడానికి ముగ్గురు సభ్యులతో ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చెయ్యవలసినదిగా ఇండియా నేడు ప్రతిపాదించిందని పి.టి.ఐ. విలేఖరి తెలుపుతున్నారు.

ఆఫ్రికన్‌లు అంగీకరించే పద్ధతిలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలకు చెందిన ముగ్గురిని ఈ ఉపసంఘంలో నియమించవలసిందని సమితిలోని ఇండియా ప్రతినిధి శ్రీ సి.ఎస్. ఝా కాంగో సలహాసంఘం సమావేశంలో నిన్న ప్రతిపాదించారు.

ఇండియా ఆర్థికాభివృద్ధి నేటి ప్రధాన సమస్య

అమెరికాలో భారత రాయబారి శ్రీ యమ్. సి. చాగ్లా ప్రకటన

ఫిలడెల్ఫియా, ఫిబ్రవరి, 22:—

ప్రతి సంవత్సరం 80 లక్షలవరకు జనాభా పెరుగుతున్న 40 కోట్ల ప్రజల జీవన ప్రమాణాన్ని ఇండియా అభివృద్ధిపరచగలదా లేదా అన్నదే ఈ దశాబ్దంలో అందరను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని అమెరికాలో భారత రాయబారి శ్రీ యమ్. సి. చాగ్లా నిన్న ప్రకటించారు.

మిత్రరాజ్యసమితి శిశుసంక్షేమ నిధివారు తన గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికాలలోని కోట్లాది ప్రజల భవిష్యత్తు పైనే ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉన్నదని విశదంచేశారు.

"ఈ ప్రశ్నను మరింత స్పష్టంగా విశదీకరిస్తాను. సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధిగాంచిన నేటి యుగంలో వ్యక్తి స్వాతంత్ర్యాన్ని బలిపెట్టి, నిరంకుశ విధానాన్ని అవలంబించకుండానే ఒక దేశం తన ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించుకొనడం సాధ్యమేనా" అని శ్రీ చాగ్లా ప్రశ్నించారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ఇండియా తన ఆర్థిక విప్లవాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నదని ఆయన స్పష్టంచేశారు.

భారతదేశం అనుసరిస్తున్న పద్ధతులు సోవియట్ యూనియన్, చైనా దేశాలు అనుసరిస్తున్న విధానాలకు పూర్తిగా భిన్నమైనదని శ్రీ చాగ్లా వివరించారు.

సోవియట్ యూనియన్, చైనా దేశాలు రెండు కూడా ప్రారంభంలో ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలనే ఎదుర్కొన్నవని, ఆ దేశాలు ఈసమస్యలను త్వరితగతిని పరిష్కరించినప్పటికీ, వారు అనుసరించిన మార్గాలు పూర్తిగా భిన్నమయినవని పేర్కొన్నారు.

కమ్యూనిస్టుల పురోగమనాన్ని అరికట్టే లక్ష్యంతోనే ఆర్థిక సహాయాన్ని చేయడం తగదన్నారు. ఆర్థిక సహాయం ద్వారా కమ్యూనిస్టుల పురోగమనాన్ని అరికట్టడం సాధ్యమే అయినప్పటికీ, ఆర్థిక సహాయాన్ని ఈ లక్ష్యంతోనే చేయరాదని విజ్ఞప్తి చేశారు. అట్లే ఆర్థిక సహాయాన్ని కేవలం ఉచితంగా దానం చేస్తున్నామనే ధోరణిలో అందజేయరాదని సూచించారు.

రోదసీయాన పేటిక

అమెరికాచే ప్రయోగం: నిర్ణీతస్థానంలో దిగినదట

కేప్ కెనవెరాల్, ఫిబ్రవరి 22:—

అట్లాస్ రాకెట్ సహాయంతో అమెరికా నిన్నటి రోజున ఒకరోదసీయానపేటికను ప్రయోగించింది అట్లాంటిక్ సముద్రం మీదుగా 1425 మైళ్లదూరం ప్రయాణంచేసే నిర్ణీత స్థానంలో ఈ పేటిక దిగిపోయింది.

మనుష్యుని ప్రయాణానికి ఈ పేటిక అనుకూలంగా ఉన్నదో లేదో తెలుసుకొనే నిమిత్తమే ఈ ప్రయోగం జరిగింది. గంటకు 12850 మైళ్ల వేగంతో ఈ పేటిక ప్రయాణంచేసింది.

ఆంధ్రప్రభ

ప్లవ సంవత్సర పంచాంగం

ఆంధ్రప్రభ ప్లవ సంవత్సర పంచాంగాన్ని యథాతథంగా ఈ ఏడు కూడా ప్రచురిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. తెలుగు ఉగాది మార్చి 17 న అవుతుంది. ఆలోగానే, అంటే ఫిబ్రవరి నెలాఖరునాటికే ప్లవ సంవత్సర పంచాంగం విక్రయానికి సిద్ధంగా ఉంటుంది.

హిందువులకు పంచాంగం అత్యంత ముఖ్యమైనది. సుప్రసిద్ధ సిద్ధాంతి శ్రీ కె. ఎస్. రామమూర్తిశర్మగారు ఈ పంచాంగాన్ని తయారుచేశారు.

తెలుగులో ఆంధ్రప్రభ పంచాంగానికి ఎప్పుడూ అత్యంత ఆదరాభిమానాలు ఉంటూన్నవి. ఒక ప్రతి వెల: 25 నయా పైసలు మాత్రమే. ఈసారి కూడా తెలుగు ప్రజలు అటువంటి ఆదరాభిమానాలనే వ్యక్తపరుస్తారని విశ్వసిస్తున్నాము.

సర్క్యులేషన్ మేనేజరు.

గరీబ్ ఉద్యోగార్తత



"ఏమిటి దాదాజీ. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు?"

"మన పాడి పరిశ్రమ కేంద్రానికి సెక్రటరీగా ఎవరిని నియమించడమా అని ఆలోచిస్తున్నాను."

"దానికేముంది? మన కేంద్రం వాటాదార్లనే సెక్రటరీని ఎన్నుకోమంటే సరి"

"కాని ఆ ఉద్యోగానికి సహకార సంఘాల రిజిస్ట్రారు ఒక వ్యక్తిని సిఫారసుచేశాడు మరి!"

CENSUS

ANDHRA PRADESH

జనగణన, 1961

చట్టబద్ధమైన బాధ్యతలు

జనగణన, 1948 వ నం. పు 37వ చట్టమైన భారత జనగణన చట్టముక్రింద చట్టబద్ధమైనది.

1. జనగణన కొరకు నియోగింపబడిన ఉద్యోగి గాని, వ్యక్తిగాని తనవిధిని నిర్వర్తించుటకు తిరస్కరించినను, లేక నిర్వహించకున్నను, లేక ఏవ్యక్తి అయిన మరియొక వ్యక్తిని విధి నిర్వహణయందు అడ్డగించినను,

2. ఏవ్యక్తి అయినా జనగణన ప్రశ్నలకు బుద్ధిపూర్వకముగా సమాధానము లివ్వకపోయినను లేక తప్పుడు సమాధానము లిచ్చినను,

3. ఏవ్యక్తి అయినను జనగణన ఉద్యోగికి తమ ఆవరణలోనికి సముచితమైన ప్రవేశ మివ్వని ఎడలను,

4. ఏవ్యక్తి అయినను ఇంటి నంబర్లను చెరిపేసినను, మార్పు చేసినను, చెడగొట్టినను,

5. ఏ వ్యక్తి అయినను తెలిసి తప్పుసమాచారము ఇచ్చినను,

6. ఏ వ్యక్తి అయినను జనగణన కార్యాలయములోనికి ధిక్కరించి ప్రవేశించినను,

సదరు చట్టము 11వ సెక్షను ప్రకారము వేయి రూపాయిలవరకు జరిమానా విధింపబడవచ్చును. ఇదీయేగాక—

1. ఏ జనగణన అధికారి అయినను బుద్ధిపూర్వకముగా న్యూనత పరచు, లేక అనంగతమైన విధముగా ప్రశ్నించినను లేక తెలిసియుండియూ అసత్యమైన సమాచారమును వ్రాసినను, లేక జనగణన సమాచారమును ఇతరులకు వెల్లడి చేసినను,

2. ఏజనగణన పత్రము నైనను, సార్టరుగాని, కంపైలరు గాని మరియే ఇతర జనగణన కార్యాలయోద్యోగులుగాని తీసివేసినను, దాచినను, నష్టపరిచినను లేక నాశనము చేసినను,

వేయి రూపాయిల జరిమానా, ఆరు నెలల వరకు కారాగారవాస శిక్షకూడా విధింపబడవచ్చును.

(ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల సూపరింటెండెంటుగారిచే ప్రచురింపబడినది.)

మార్కెటింగ్ సదుపాయాలు

పెంచడానికి చర్యలు

తీసుకోగలమని మంత్రి వివరణ

వరంగల్, ఫిబ్రవరి 19:— రాష్ట్రంలో మార్కెటింగు సదుపాయాలు పెంచడానికి తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వ్యవసాయశాఖా మంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి మొన్న ఇక్కడ తెలియజేశారు.

స్థానిక మార్కెట్‌లో తూకాం షెడ్లకు ప్రారంభోత్సవం చేశారు.

ఒకేఒక రకమైన తూకాన్ని తెచ్చే విషయం రాబోయే బడ్జెట్ సమావేశంలో చర్చించబడగలదన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో వరంగల్ మార్కెట్‌ను అభివృద్ధిచేయాలని మార్కెట్ కమిటీకి సలహా ఇచ్చారు.

ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నా, గిడ్డంగి సదుపాయాల్లు, వ్యాగన్లు కొరతవల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతున్న వన్నారు. విజయవాడ స్టేషన్లో పదివేల వ్యాగన్లకు ఇన్‌డెంట్లు పడి ఉన్నవన్నారు. ఈ పరిస్థితిని చక్కపర్చడానికి సెంట్రల్ రైల్వేలో ఒక ప్రత్యేక గుడ్సురైలు నడవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

రాష్ట్రంలో తుత్తునాగం రేకుల సరఫరా కొరతకూడా ఉన్నదన్నారు.

ప్రారంభంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఆర్. మృత్యుంజయలింగం స్వాగతంచెప్పారు. సూపరింటెండెంటు శ్రీ చక్రపాణి వందన సమర్పణ చేశారు.

జబల్పూరు సంఘటనలపై న్యాయవిచారణ

కమ్యూనిస్టుపార్టీ తీర్మానం

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 22:— జబల్పూరు సంఘటనలపై న్యాయ విచారణ జరపాలని కమ్యూనిస్టుపార్టీ జాతీయ సమితి నిన్న తీర్మానించింది.

మత సంఘర్షణలు ప్రారంభ మయినప్పుడు పోలీసు ఉద్యోగులు వాటిని అణచడానికి ప్రారంభంలో జాగ్రత్తవహించలేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన శ్రద్ధ తీసుకొనలేదని కమ్యూనిస్టు పార్టీ ఆరోపించింది.

మరొక తీర్మానంలో దేశంలో ప్రస్తుతం ఉన్న దక్షిణాఫ్రికా రాజకీయ నాయకుల పర్యటన బహిష్కరణం కావాలని ఆశిస్తున్నామని కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది.

చేనేతవాడకు శంకుస్థాపన

పెడన, ఫిబ్రవరి 19 :— కృష్ణాజిల్లా చేనేత సహకార సంఘంతాలూకు వసతివాడకు శ్రీ ప్రగడ కోటయ్య శంకుస్థాపన చేశారు. శ్రీ బి. బి. నిరంజనరావు పతాకావిష్కరణ చేశారు. ఉత్సవానికి శ్రీ దామెర్ల రమాకాంతరావు అధ్యక్షత వహించారు. అక్కిం కోటయ్య, భట్టు కుమారస్వామి గార్లు మాట్లాడారు. శ్రీ జి. మునలయ్య వందనసమర్పణతో ఉత్సవముగిసింది.

సుఖాంత చలన చిత్రము

దగ్గు నివారించబడును

నా దగ్గు తరచుగ తీవ్రంగ ఎక్కువైంది నేను సరియైన పని చేశాను. గొంతు మరియు గుండె బిగ్గరైన పెప్స్ సీసా కోసం సరాసరి నా మందుల వ్యాపారి వద్దకు వెళ్లితిని. ఈ కుదిమైన పెప్స్ బిళ్లలను చప్పరిస్తుండగా, నా బాధ మాయమైంది.

అందరి శమనకర ఆవిరులు క్రిములను నిర్మూలించినవి. ఇప్పుడు నేను గొంతు మరియు గుండె బిగ్గరైన పెప్స్‌న్ను ఎల్లప్పుడూ దగ్గరుంచుకొంటున్నాను.

పెప్స్

గొంతు మరియు గుండె బిగ్గరు దగ్గులు, రొమ్ము పడిశెములు, గొంతు నొప్పులు, జలుబులకు. మందుల వ్యాపారులందరి వద్దను దొరకును.

సి. ఇ. ఫుల్‌ఫోర్డ్ (ఇండియా) ప్రైవేట్ లి.,

సోల్ ఏజెంటు: దాదా అండ్ కంపెనీ.

86, వైనియప్ప నాయక్ వీధి, మద్రాసు—3.

పంచదార అమ్మకంపై కంట్రోల్ నిబంధనలు

సడలించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ప్రధాని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21:— పంచదార అమ్మకంపై గల కంట్రోలును సడలించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ప్రధాని నెహ్రూ నేడు లోక్‌సభలో ప్రకటించారు.

ప్రశ్నోత్తరాల సందర్భంలో శ్రీ నెహ్రూ జోక్యం కలిగించుకొని పై విధంగా అన్నారు.

దేశంలో పంచదార నిలువలు ఎక్కువయినవనీ, అలాంటప్పుడు పంచదార అమ్మకంపై కంట్రోలు అనవసరంకాదా అని శ్రీ మహావీర్‌త్యాగి ప్రభృతులు ప్రశ్నించారు.

శ్రీ నెహ్రూ సమాధానమిస్తూ, మహావీర్ త్యాగి అడిగినప్రశ్న సముచితమయినదేననీ, ప్రభుత్వం ఈ విషయమై పరిశీలిస్తున్నదనీ, పేర్కొన్నారు. ఇంతకు మించి ఈ విషయమై చెప్పదగినది ఏమీ లేదన్నారు.

మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ, విదేశాలకు ఎగుమతిచేసే ప్రతి మణుగు పంచదారకు ప్రభుత్వానికి 13 నుండి 14 రూపాయలవరకు నష్టం కలుగుతున్నదనీ, ప్రభుత్వమే యీ నష్టాన్ని భరిస్తున్నదనీ, ఆహారశాఖా డిప్యూటీమంత్రి శ్రీ కృష్ణప్ప ప్రకటించారు.

అమెరికాకు భారతదేశంనుండి పంచదార ఎగుమతి విషయమై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులు సఫలమయినప్పుడు ఈ నష్టం తక్కువ కాగలదని పేర్కొన్నారు. అమెరికా భారతదేశం నుండి ఎగుమతి అయ్యే పంచదారకు ఎక్కువ ఖరీదు యివ్వడానికి ముందుకువచ్చినదని వెల్లడి చేశారు.

దేశంలో చెఱకు ఉత్పత్తి

క్రమంగా హెచ్చుతున్నదని శ్రీ పాటిల్ వివరణ

కోయంబత్తూరు, ఫిబ్రవరి 21:— ద్వితీయ ప్రణాళికా కాలంలో పంచదార, చెరకు ఉత్పత్తి పెరిగిందనీ, దీనికి తానెంతో హర్షిస్తున్నాననీ, శ్రీ పాటిల్ యిక్కడ అన్నారు. చెరకు ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఆహారధాన్యాల ఉత్పత్తికి పనికివచ్చే భూములలో చెరకుపంట పండించడానికి ప్రయత్నించరాదని, ఆయన సూచించారు.

భారతీయ చెరకు ఉత్పత్తిదారుల కేంద్ర సంఘం 30 వ సమావేశాన్ని ప్రారంభిస్తూ, చెరకు పంటలో కొత్త పద్ధతులను కనుగొనటం జరిగిందని వీటిని రైతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో వివిధ ప్రాంతాలకు అవసరమయిన చెరకు గురించి కొత్తపద్ధతులను గురించి పరిశోధనలు జరుగుతున్నవనీ, కాని వెనుకటికంటె పరిశోధనా రంగంలో కృషి ఎక్కువ అవసరమనీ పేర్కొన్నారు.

ఉత్తర హిందుస్థాన్ ప్రాంతాలలో సరాసరి ఎకరానికి 90 టన్నులు, దక్షిణాది రాష్ట్రాలలో 150 టన్నులవరకు చెరకు ఉత్పత్తికాగా, దేశంలో సరాసరి ఉత్పత్తి 15 టన్నులు మాత్రమేనని ఇంత తేడా ఉండటం చాలా ఆశ్చర్యకరమనీ, శ్రీ పాటిల్ అన్నారు.

1959—60 లో 24.20 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయినదనీ, యిది ప్రణాళికా లక్ష్యాలకంటె ఎక్కువనీ పేర్కొన్నారు. 50 లక్షల ఎకరాలనుండి సుమారు 750 లక్షల టన్నుల చెరకు పండినదని వివరించారు. క్రమంగా చెరకు పండించే భూమి దేశంలో పెరుగుతున్నదనీ, ఇలానే పెరిగితే ఆహారధాన్యాలను పండించే భూములకు ప్రమాదం కలుగగలదనీ హెచ్చరించారు.

జబల్పూరు సంఘటనలపై న్యాయమూర్తి విచారణకై యోచన

రాష్ట్ర శాసనసభలో ఉపమంత్రి ప్రకటన

భోపాల్, ఫిబ్రవరి 21:— ఒక హైకోర్టు న్యాయమూర్తితో కూడిన విచారణ సంఘం ఒకటి జబల్పూరు సంఘటనలను సమగ్రంగా విచారించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు దేశీయ వ్యవహారాలశాఖ ఉపమంత్రి శ్రీ ఎన్. ఆర్. దీక్షిత్ ఇవాళ మధ్యప్రదేశ్ విధానసభలో ప్రకటించారు.

ఇంకా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి డాక్టర్ కె. ఎన్. కట్జూ సమాధానమిస్తూ, ఇటీవల మతకలహాలు చెలరేగిన ప్రాంతాలన్నిటిలోను ఈ విచారణ జరుగుతుందని తెలియజేశారు.

ఒక హైకోర్టు న్యాయమూర్తిచేత విచారణ జరిపించే విషయంలో తుదినిర్ణయం "సముచిత సమయంలో" తెలియజేయబడుతుందని శ్రీ దీక్షిత్ అన్నారు.

జబల్పూరు, సాగర్, దామో, నర్సింగ్‌పూర్ లలో ఇటీవలి అల్లర్ల సందర్భాన 50 మంది చనిపోయారనీ, 158 మంది తీవ్రంగా గాయపడ్డారనీ, 2,130 మంది అరెస్టు అయారనీ ఆయన తెలియ జేశారు.

కొట్లాటల బాధకు లోనైనవారి సహాయార్థమై 2,17,500 రూపాయలు రాష్ట్రప్రభుత్వం మంజూరుచేసిందని కూడా ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఇటీవలి అల్లర్లను విచారించడానికి ఢిల్లీనుంచి ఎవరైనా పంపబడ్డారా అని చాలామంది అడిగిన ప్రశ్నలకు, అలా ఎవరూ పంపడం జరగలేదని ముఖ్యమంత్రి డాక్టర్ కట్జూ సమాధానం చెప్పారు.

పునర్జన్మ సిద్ధాంతానికి ప్రత్యక్ష నిదర్శనం

సింహళం, ఫిబ్రవరి 21:— కర్మ విపాక సిద్ధాంతాన్ని అంటే జన్మ, పునర్జన్మ పద్ధతి రుజువు చేసే టటువంటి సంఘటన ఒకటి ఈ నెల ప్రారంభంలో జరిగింది.

సింహళంలోని కోట్‌మాలెలోగల ఒక చిన్న శివారు గ్రామమైన హడునావా వాస్తవ్యులు బి. డి. బి. అప్పుహామీ, డింగిరియమ్మలకు జ్ఞాన తిలక అనే నాలుగున్నర ఏళ్ళ బాలిక ఉంది. పూర్వ జన్మలో తాను టూరిన్ తిల్లెకెరాట్నే అనే ఒక బాలుడననీ, 1954 నవంబర్ 9 న పదమూడవ ఏటనే మరణించాననీ ఆ బాలిక చెప్పింది. మరణించిన పదు నాలుగు నెలల తర్వాత జ్ఞానతిలకగా ఆ బాలుడు పుట్టాడు. బాలికకు మాటలు రావడం ప్రారంభించినదాదిగా, తన పూర్వజన్మాన్ని గురించి తెలియ చెప్పడం ప్రారంభించింది. చుట్టుప్రక్కలవారు ఆశ్చర్యపడి, వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రదర్శించారు. అనేకమంది ప్రముఖులకు శ్రద్ధ కలిగింది. పూర్వజన్మలో ఆబాలిక ఇల్లు, వాకిలి, స్నేహితులకు సంబంధించిన వివరాలు ఎన్నో చెప్పింది. దర్యాప్తుచేయగా వాస్తవికమేనని రుజువైనవి. పూర్వజన్మలోని తల్లిదండ్రులను, సోదరులను, సోదరీమణులను ఆ బాలిక గుర్తించింది. అంతేకాదు, కొందరు ఉపాధ్యాయులను కూడా గుర్తించింది. జరిగిన కొన్ని సంఘటనలను గురించి మాట్లాడింది. అవి నిజమని తేలినవి.

ఎంతో శ్రద్ధగా పరిశీలించిన మీదట ఈ బాలిక పూర్వజన్మలో టూరిన్ అనే బాలుడని జక్కీలు అంగీకరించారు. ఆయా సమయాలలో టేప్ రికార్డు చేసిన వివరాలను సిలన్ రేడియో ఒక గంటసేపు ప్రసారం చేసింది.

ప్లానింగ్ కమిషన్‌తో శ్రీ కోసిగిన్ చర్చలు

ఢిల్లీ, ఫిబ్రవరి 21 :— సోవియెట్‌యూనియన్ ప్రథమ ఉపప్రధాని శ్రీ అలెక్సీ కోసిగిన్ నేడిక్కడ ప్లానింగ్ కమిషన్ సభ్యులతో 90 నిమిషాలసేపు సంభాషణలు జరిపారు.

మొదటి రెండు ప్రణాళికలలోను భారతదేశం సాధించిన అభివృద్ధికి ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు శ్రీ గుల్జారీలాల్‌నందా ఆయనకు వివరించినట్లు తెలిసింది.

భారత దేశ అభివృద్ధికి సోవియెట్ యూనియన్ చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ తృతీయ ప్రణాళికలో సాధించవలసినదానికి రెండవ ప్రణాళికపునాదులు వేసినదని శ్రీ నందా చెప్పారు.

వ్యవసాయోత్పత్తిని అధికంచేసి ఆహార విషయంలో స్వయంసమృద్ధిని సాధించడం తృతీయ ప్రణాళిక లక్ష్యాలలో ఒక టనీ, ప్రణాళిక ప్రమాణాలు నిర్ణయించే సందర్భంలో జనాభా పెరుగుదల రేటు మనసులో ఉంచుకొనబడినదని కూడ కేంద్రప్లానింగ్ మంత్రి వివరించారు.

సోవియెట్ యూనియన్ ఇప్పుడు తన సప్తవర్ష ప్రణాళికలో మూడవ సంవత్సరంలో ఉన్నదనీ, భారీ లోహ పరిశ్రమలతో తమ దేశం ప్రమాణాలను సాధించినదని శ్రీ కోసిగిన్ ప్లానింగ్ కమిషన్‌కు చెప్పారు. ఇకమీదట వ్యవసాయానికి అధిక శ్రద్ధ చూపబడుతుందనీ, ప్రతి ఇంకాఎక్కువ భూమిలో పండించాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు. రష్యాలో ఈ యేడు ఉక్కు ఉత్పత్తి 720లక్షల టన్నులుంటుందని ఆయన తెలియ చేశారు.

రష్యాలో భారతీయ వైమానికులకు శిక్షణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2ట :— భారత వైమానికదళానికి చెందిన కొందరు ప్రస్తుతం సోవియెట్ యూనియన్‌లో శిక్షణ పొందుతున్నారని, భారతదేశం కొనుక్కున్న సోవియెట్ విమానాలను ఎలాగ నడపవలెనో వీరికి బోధింపబడుతున్నదని, నేడు రాజ్యసభలో రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ ఒకప్రశ్నకు సమాధానంగా తెలియచేశారు. అయితే ఎంతమంది శిక్షణ పొందుతున్నారో, భారత ప్రభుత్వం ఎన్ని సోవియెట్ విమానాలను కొన్నదో తెలియచేయడానికి ఆయన నిరాకరించారు.

ఫ్రెంచి ప్రభుత్వంతో అల్జీరియా విప్లవకారుల సంబంధాలు

ట్యునిస్, ఫిబ్రవరి 21:— ఫ్రెంచి ప్రభుత్వానికి, అల్జీరియా జాతీయ ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య మొదటిసారిగా ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయని 'ఆఫ్రిక్యూ యాక్షన్' అనే పత్రిక వెల్లడిచేసింది. అల్జీరియాలో ఆరు సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉంది.

దక్షిణ వియత్నాంలో తీవ్ర సంస్కరణలు

ప్రెసిడెంట్ దీన్‌జియమ్ ప్రవేశపెట్టగలరట

(ఆంధ్రప్రభ విలేఖరి)

సైగాన్, ఫిబ్రవరి 21 :— దక్షిణ వియత్‌నాంలో తీవ్రమయిన పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ప్రెసిడెంట్ దీన్‌జియమ్ ఒక పథకాన్ని తయారుచేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి వర్గాన్ని పునర్నిర్మాణం చేసి, పరిపాలనా వికేంద్రీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రెసిడెంట్ దీన్‌జియమ్ కార్యదర్శి నెగులిన్ ద్వాన్ ఈ విషయాన్ని వెల్లడి చేశారు. దేశంలో పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేయడానికి వివిధ శాఖలమధ్య సహకారాన్ని పెంచడానికి ప్రభుత్వంలో ప్రజలకు సాధ్యమయినంతవరకు ఎక్కువస్థానం కల్పించడానికి ఈ సంస్కరణను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తున్నది.

ఈ పథకాన్ని అనుసరించి ప్రెసిడెంట్ దీన్‌జియమ్ దైనందిన పరిపాలనా బాధ్యతలనుండి తప్పుకుంటారు. వివిధశాఖల నిర్వహణ బాధ్యతలను ఆ యా శాఖల అధిపతులకు అప్పగించి, ముఖ్య పరిపాలనా బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తారు.

దక్షిణ వియత్నాం అంతటా గ్రామపంచాయతీలను నెలకొల్పుతారు. ఇంతకుముందు 26 పరిపాలనా శాఖలు ప్రెసిడెంట్‌దీన్‌జియమ్ కంట్రోలు క్రింద వుండేవి. ఇకమీదట ఆ యా శాఖలను మాత్రం ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణ క్రింద ఉంచాలి.

మూడు నెలలక్రిందట కొందరు సైనికాధికారులు జరిపిన తిరుగుబాటుకు ఈ పరిపాలనా సంస్కరణలకు సంబంధం లేదనీ, నెగులిన్‌ద్వాన్ అన్నారు. సైనికుల తిరుగుబాటు ప్రెసిడెంట్ దీన్‌జియమ్‌కు వ్యతిరేకంగాజరుగలేదనీ,అందుచేత ఈ సంస్కరణలకు తిరుగుబాటుకు సంబంధం లేదనీ, పరిశీలకులు భావిస్తున్నారు.

లావోస్ రాజు ప్రతిపాదనకు పాథెట్ లావో నాయకుని తిరస్కృతి

హాంకాంగ్, ఫిబ్రవరి 21:— లావోస్‌రాజు సవంగ్ వత్తన్ గత ఆదివారంనాడు చేసిన ప్రతిపాదనలను, కమ్యూనిస్టులు బలపరుస్తున్న పాథెట్‌లావో తిరుగుబాటుదారుల నాయకుడైన సౌఫానవోంగ్ రాకుమారుడు తిరస్కరించారు.

"లావోస్ ఎవరికీ ముప్పుతేవాలని ప్రయత్నించక, శాంతిని మాత్రమే కాంక్షిస్తున్నదని నిర్ధారణ చేయడానికిగాను" బర్మా, కంబోడియా, మలయాలు ఒక పరిశీలక సంఘాన్ని ఏర్పాటు చేయాలనేది లావోస్‌రాజు ప్రతిపాదనలలో ప్రధానమైనది.

మిత్రరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ జోక్యం కలిగించుకోవాలంటూ లావోస్‌రాజు చేసిన విజ్ఞప్తి "లావోస్‌ను మరొక కాంగోగా తయారు చేయాలని అమెరికా పన్నినపన్నాగంతప్ప మరేమీకా"దని సౌఫానవోంగ్ రాకుమారుడన్నట్లు పాథెట్‌లావో రేడియో తెలియజేసిందని హానోయ్ రేడియో ఉదహరించింది.

(లావోస్ రాజు తన ప్రసంగంలో, శ్రీ హామర్‌షెల్డ్ పేరును ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. తన ప్రతిపాదనలను శ్రీ హామర్‌షెల్డ్ సమితి సభ్యులందరి దృష్టికి తేవాలని మాత్రమే ఆయన కోరారు.)

కంబోడియా పాల్గొనకపోవచ్చు

ఫ్నాంపెన్, కంబోడియా, ఫిబ్రవరి 21:— లావోస్ రాజు సవంగ్‌న్ తన యిటీవల ప్రతిపాదించిన మూడుతటస్థరాజ్యాల నిపుణులసంఘంలో కంబోడియా పాల్గొనడం సందేహాస్పదమని యిక్కడి విశ్వసనీయ వర్గాలవారు అన్నారు.

డీన్ రస్క్‌తో రష్యా రాయబారి సమావేశం

లావోస్ సమస్యపై 'ప్రాథమిక' చర్చలు

వాషింగ్టన్, ఫిబ్రవరి 21:— వాషింగ్టన్‌లో సోవియట్ రాయబారి మైకేల్ మెన్షికోవ్ అమెరికా విదేశాంగమంత్రి డీన్‌రస్క్‌ను కలుసుకొని 'లావోస్' విషయమై ప్రాథమిక సంభాషణలు జరిపారు. మలయా, కంబోడియా, బర్మాదేశాలు పరిశీలకులను పంపాలని లావోస్ రాజు యిటీవల చేసిన ప్రతిపాదన గురించి పత్రికా విలేఖరులు ప్రశ్నించగా ఇంతవరకు తానా ప్రతిపాదనను పరిశీలించలేదన్నారు.

లావోస్ రాజు ప్రతిపాదనలను రష్యా ఆమోదించవలసిందని డీన్‌రస్క్ సోవియట్ రాయబారికి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

లావోస్‌రాజు సూచనకు బ్రిటన్ సమర్థన

లండన్, ఫిబ్రవరి 21:— లావోస్‌కు మూడు తటస్థరాజ్యాల విచారణ సంఘం ఏర్పాటుకు సవంగువతన్ రాజు చేసిన ప్రతిపాదనను పాథెట్‌లావో ఉద్యమ నాయకులు తిరస్కరించి నప్పటికీ బ్రిటన్ యిప్పటికీ దానిని సమర్థిస్తున్నదని ఒక బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి నేడు అన్నారు.

మౌలానా ఆజాద్ అడుగుజాడలలో నడవండి

వారిని గౌరవించడానికి ఇదే మార్గమని

రైల్వేమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రాం హితవు

హైదరాబాద్, ఫిబ్రవరి 22 :— శ్రీ కీర్తిశేషులైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అడుగుజాడలలో మెలగడమే వారిపట్ల భక్తి విశ్వాసాలను ప్రదర్శించడానికి ఉత్తమమైన మార్గమని రైల్వేమంత్రి శ్రీ జగ్‌జీవన్‌రాం మౌలానా ఆజాద్ తృతీయ వర్ధంతి సందర్భంలో అందజేసిన సందేశంలో ఉద్ఘాటించారు.

"మౌలానా ఆజాద్ గొప్ప జాతీయవాది. ఆదినుండి తుదివరకూ ఈయన జాతీయవాదే. అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన వాడైనా అపార దేశభక్తి, సహనం, సౌజన్యం వలన మౌలానా యావద్భారత దేశానికి నాయకత్వం వహించగలిగారు. కుల, మత, ప్రాంతీయ విచ్ఛిన్నకర శక్తులు తల ఎత్తుచుండగా జాతీయ సమైక్యతకు మౌలానా జీవితం ఆదర్శప్రాయంగా పరిగణించి ఆచరింప తగినది.', అని శ్రీ జగ్ జీవన్ రాం ఈసందేశంలో స్పష్టపరిచారు.

గూడూరుకు నీటిసరఫరా స్కీముకై విజ్ఞప్తి

గూడూరు, ఫిబ్రవరి 19:— గూడూరుకు నీటి సరఫరా చేసే స్కీము, డ్రయినేజి స్కీము, కాలేజీ స్థాపనవిషయాలను ప్రభుత్వం పరిశీలించాలని గూడూరుశాఖ జనసంఘంవారు ప్రభుత్వాన్ని కోరుతూ ఒక విజ్ఞప్తిని బుధవారంనాడు ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్యకు సమర్పించారు.

మైనర్ ఇరిగేషన్ పనులు మంజూరుకై అనేకమంది రైతులు విజ్ఞప్తులను సమర్పించారు.

ఘనా, గినియాలు రష్యా ఏజంట్లు అట

షోంబీ ఆరోపణ

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 21:— కాంగోలో అన్ని సైనిక దళాలను నిరాయుధం చేయడానికి ప్రయత్నిస్తే, మొత్తం దేశమంతటా వివిధ తెగల మధ్య అంతర్యుద్ధం ప్రజ్వరిల్లగలదని కాటంగా అధ్యక్షుడు మోయిసే షోంబీ నేడు మిత్రరాజ్యసమితికి హెచ్చరిక చేశారు. బెల్జియన్ సాంకేతిక నిపుణులను బలవంతాన కాంగోనుండిఉపసంహరింపచేసినప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడగలదన్నారు.

గినియా, ఘనా దేశాలు రెండు, సోవియెట్ రష్యా ఏజెంట్లని కూడా షోంబీ ఆరోపించారు. 30 నిమిషాల తరువాత భద్రతా సంఘం సమావేశం అయ్యే ముందుగా షోంబీ ఆ ఆరోపణలను ప్రకటించారు.

పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ కాంగో అంతరంగిక వ్యవహారాలలో గినియా, ఘనా దేశాలు జోక్యం కలిగించుకుంటున్నవని నిశితంగా విమర్శించారు.

'లుముంబా హంతకులను వెంటనే శిక్షించాలి'

ఢిల్లీ బహిరంగసభ తీర్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:— పాట్రిస్ లుముంబాను హత్య చేసిన హంతకులను శిక్షించాలని, కాంగోలో శాంతి సుస్థిరతను నెలకొల్పడానికి మిత్రరాజ్య సమితి వెనువెంటనే, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూనేడి యిచ్చట కాంగ్రెస్ కమ్యూనిస్టు ప్రజా సోషలిస్టు పార్టీల ఆధ్వర్యాన సమిష్టిగా జరిగినబహిరంగ సభలో తీర్మానించ బడింది.

కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సంజీవరెడ్డి ఈ తీర్మానాన్ని సభలో ప్రతిపాదిస్తూ కాంగో ప్రజలు ఎన్నుకొన్న ప్రధాని లుముంబానుగూండాల చేతులలోనుంచి మిత్రరాజ్యసమితి విడిపించజాలక పోవడం మిక్కిలి విచారకరమైన విషయమని ఇది మిత్రరాజ్యసమితి వైఫల్యానికి ఒకఉదాహరణ అని పేర్కొన్నారు. కాంగోలోని ఖైదీలను నందరిని వెంటనే విడుదలచేసి, పార్లమెంటును సమావేశపరచి, కాంగోలో చట్టబద్ధ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సమితి కృషిచేయాలని భారత ప్రజలు వాంఛిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు. ఇది జరగకపోయినట్లయితే ప్రజలకు సమితి పట్ల విశ్వాసం తొలగి పోగలదని ప్రకటించారు.

కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ అజయ్‌ఘోష్ ప్రసంగిస్తూ లుముంబాహత్య ఆసియా ఆఫ్రికా దేశాల కొకసవాల్ వంటిదని, కాంగో పట్ల శ్రీ నెహ్రూ వైఖరి పూర్తిగా సమంజసమైనదని ప్రతి భారతీయుడు దానిని ఆమోదించి హర్షించగలడని వక్కాణించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 21:— హైదరాబాదు కేంద్ర సహకార సంఘం అధ్యక్షులు శ్రీ మాధవరావు అన్వారీ ఇక్కడ ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గ సభ్యులకు శిక్షణ నిచ్చేందుకు ఏర్పాటైన శిబిరాన్ని మొన్న ప్రారంభించారు.

'పంజాబు విభజన ఎన్నటికీ జరుగదు'

శ్రీ ప్రతాప్‌సింగ్ కైరాన్ స్పష్టీకరణ

చండీఘర్, ఫిబ్రవరి 22:— పంజాబు రాష్ట్రాన్ని మరల విభజించడం అంటూ ఎన్నటికీ జరుగదని పంజాబ్ ముఖ్యమంత్రి సర్దార్ ప్రతాప్‌సింగు కైరాన్ నిన్నరాత్రి అసెంబ్లీలో ప్రకటించారు.

నాలుగు రోజులపాటు గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ పంజాబు విభజన జరుగదని అకాలీలకు, తదితరులకు స్పష్టం చేశారు.

పంజాబురాష్ట్రం ద్విభాషా రాష్ట్రమని, కొన్ని ప్రాంతాలలో హిందీభాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రతి గ్రామంలోను రెండు భాషలు మాట్లాడేవారు కలరని తాను చెప్పడంలేదన్నారు.

పంజాబు రాష్ట్రంలోని ప్రతిపౌరుడు హిందీ, పంజాబీలను రెండింటిని అభ్యసించాలని విజ్ఞప్తి చేశారు.

అకాలీదళం, జనసంఘం పార్టీలు రెండు మత సంస్థలని, ఇలాంటి పార్టీలు పంజాబులో ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం లేదని స్పష్టంచేశారు.

ఇటీవల జరిగిన పంజాబీసుబా ఉద్యమాన్ని ప్రస్తావించి, గురుద్వారాలను తమ ప్రచార కేంద్రాలుగా అకాలీలు వినియోగించుకొనని పక్షంలో ఆ ఉద్యమాన్ని అతిసులభంగా పరాజయం పొందేటట్లు చేయగలిగి ఉండేవారమని శ్రీ కైరాన్ పేర్కొన్నారు.

శ్రీ కైరాన్ ప్రసంగం అనంతరం గవర్నర్ ప్రసంగానికి అభినందన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.

ఆహారధాన్యాలనిల్వకు గిడ్డంగుల నిర్మాణం

కార్యక్రమం త్వరితంగా సాగుతున్నట్లు శ్రీ పాటిల్ వివరణ

ఎర్నాకులం, ఫిబ్రవరి 21:— కనీసం 40 లేక 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిల్వచేయడానికి అనువుగా గిడ్డంగుల నిర్మాణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం త్వరితగతిన సాగిస్తున్నదని కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ నేడిక్కడ తెలియజేశారు.

కొచిన్ రేవుప్రాంతంలో వెల్లింగ్డన్ దీవిపై నిర్మించబడిన కేంద్ర ప్రభుత్వ గిడ్డంగికి ఆయన ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో పైవిధంగా అన్నారు. 50 వేల టన్నుల ధాన్యం నిల్వచేయడానికి అనువుగా ఈ గిడ్డంగి నిర్మించబడింది. ఈ ప్రారంభోత్సవానికి కేరళ ముఖ్యమంత్రి శ్రీ పట్టం థానుపిళ్లే అధ్యక్షత వహించారు.

ప్రభుత్వం తలపెట్టిన ఈ గిడ్డంగుల నిర్మాణ కార్యక్రమంక్రింద రానున్న పది సంవత్సరాలలో దేశంలోని ప్రతి రేవువద్ద ఆహారధాన్యాల గిడ్డంగులు నిర్మితం కావాలని తాను కోరుతున్నట్లు శ్రీ పాటిల్ పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతులలో నిర్మించబడిన ఈ గిడ్డంగులు విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న ధాన్యాల నిల్వకు మాత్రమే కాక, మనదేశంలోని రైతులు తమ ధాన్యాన్ని చెడిపోకుండా నిల్వచేసుకొనేందుకు కూడా అందుబాటులో వుండాలని ఆయన అన్నారు.

ఆహారం విషయంలో ప్రతి రైతు కుటుంబం స్వయం సమృద్ధంగా వున్నప్పుడే దేశంలో ఆహార పరిస్థితి స్వయం సమృద్ధం కాగలదనీ, దేశంలోని 6 కోట్ల రైతు కుటుంబాలు నిజంగా స్వయం సమృద్ధమై, 25 నుంచి 50 శాతం వరకు తలసరి ఆదాయాన్ని పెంచగలిగితే జాతీయ తలసరి ఆదాయంకూడా పెరుగుతుందనీ శ్రీ పాటిల్ అన్నారు.

ఆయన ఇంకా ఇలా ప్రసంగించారు: "ఆహార సమస్యను ఒకేదఫాలో శాశ్వతంగా పరిష్కరించి వేయాలని నా ఉద్దేశం. విదేశాలనుంచి దిగుమతి చేసి నిల్వచేసుకొన్న ధాన్యంతోకాక, దేశంలోని ఉత్పత్తిలోనే స్వయం సమృద్ధ పరిస్థితిని సాధించాలని ప్రభుత్వం సంకల్పం. మన అవసరాలకు సరిపడమాత్రమే కాక, విదేశాలకు ఎగుమతికూడా చేయుగల స్థితికి మనం రావాలని నేను కోరుతున్నాను. రైలు మార్గాలపై రద్దీ విపరీతంగా వుంటున్నందువల్ల వోడలలోనూ, పడవలలోనూ ఆహారధాన్యాలను రవాణా చేసుకొనవలసి వుంది. ఇది చాలా చౌకకాదాను."

కేరళ సాలుసరి ఆహార ఉత్పత్తి 10 లక్షల టన్నులను రెట్టింపు చేయడానికి రాష్ట్ర ప్రజలు సమధిక కృషి జరపాలని ముఖ్యమంత్రి శ్రీ థానుపిళ్లే విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఆహారశాఖ ఉపమంత్రి శ్రీ ఎ. ఎం. థామస్ సభాసదులకు స్వాగతం చెప్పారు.

శ్రీ కేస్కర్‌కు పితృవియోగం

బొంబాయి, ఫిబ్రవరి 22:— కేంద్ర సమాచార శాఖామంత్రి శ్రీ బి. వి. కేస్కర్ తండ్రి శ్రీ విశ్వనాద్ కేస్కర్ నిన్న సాయంత్రం ఇక్కడ స్వర్గస్థులైనారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

చిట్ టెండరు నోటీసు

కైకలూరు పంచాయతి సమితి

కైకలూరు పంచాయితి సమితికి సంబంధించిన యీ దిగువ పనులకు సీలు చిట్ వర్కు కంట్రాక్టర్ల నుండి సీలువేసిన టెండర్లు ది 6—3—61 తేదీన కైకలూరు పంచాయితీ సమితి బ్లాకుడెవలప్‌మెంటు ఆఫీసరుగారిచే పంచాయితీ సమితి ఆఫీసువద్ద సాయంత్రం 4 గం. వరకు తీసుకొనబడును. ఆరోజు సాయంత్రము 4—15 గం. టెండర్లు తెరువబడును.

టెండరు ఫారములు 1—3—61 వ నుండి 3—3—61 తేదీ వరకు ఫారము 1 కి రూ 5—10 కైకలూరు పంచాయితీ సమితిపేర సమితిఫండ్సుకు కైకలూరు సబ్ ట్రెజరీలో చలానుకట్టి దరఖాస్తుతో జతపర్చినవారికి, వారి ఆఫీసు సమయములందు అమ్మబడును.

పని పేరు	ఎస్టిమేటుమొత్తం	డిపాజిట్	పనిపూర్తికాలం
1. కైకలూరు కలిదిండిరోడ్డు మెయింటినెన్సు పని.	18000—00	900—00	31—3—61
2. కైకలూరు పంచాయితీ సమితి ఆఫీసువద్ద రెండుసీట్ల సెప్టిక్ టాంకు లెట్రిన్లు కట్టుట.	1000—00	50—00	25—3—61

షరా:— 1. కంట్రాక్టర్లు కైకలూరు పంచాయితీ సమితిలో రిజిస్టరు అయియుండవలెను.
2. పనుల యితర వివరములు ఆఫీసు సమయములో తెలుసుకొనవచ్చును.

(సం.) టి. జోగిరాజు,
బ్లాకుడెవలప్‌మెంటు ఆఫీసరు.



పూవు మీ అదృష్టం చెప్పగలదు

భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదిన్నీ, ఏ సరియైన వర్యను గురించిన్నీ నీవు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డుపైన నీకు ఇష్టమగు ఒక పుష్పము పేరున్నూ, నీవు వ్రాయు తేదీ, వేళ వివరములున్నూ, నీ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసి పంపుము.

జ్యోతిష శాస్త్రములోని రహస్య గణితము మూలముగా మేము గణించి నీవు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలోని నీ యొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో నీకు జయము కలుగునో, నీ ఉద్యోగం విషయంలో మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థయాత్రలు, వివాహము, స్త్రీసుఖము, సంతానము, విధి నిక్షేపములు, లాటరీ, అకస్మాత్తు ద్రవ్య లాభము మొదలగువానిని గురించి స్పష్టంగా మాసవారీగా వ్రాసి రు. 1—25 లకు మాత్రము వి. పి. గా పంపగలము. వి. పి. ఛార్జీలు ప్రత్యేకం. దుష్టగ్రహము లేవయినా వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపగలము. వివరములు మా పూచీపైన పంపబడును. మేము పంపిన భోగట్టా మీకు తృప్తిగా నుండనియెడల పైకం వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించిచూడుడు. మీ అడ్రసు ఇంగ్లీషులో వ్రాయుండి

Pt. Dev Dutt Shastri, Raj Jyotishi (AV-3) Jullundur City

చంద్రికా సబ్బు

(ఔషధీకృతము అండ్ టాయిలెట్)

ఇది అందవికారంగా ఉన్నవారికి అందం చేకూర్చదు

అయితే చర్మాన్ని మృదువుగానుంచి నానా రంగులు, ఎగ్జిమా, పుండు, మొటిమలు మొదలైన చర్మవ్యాధులనుండి కాపాడును. క్రమంతప్పకుండా ఈ సబ్బుతో వాడుతుంటే, టాయిలెట్ సబ్బుగాను, ఔషధపు సబ్బుగాను, చంద్రికకంటె ఉత్తమమైనది మరొకటి లేదని మీరు గ్రహిస్తారు.

పెద్ద స్టోరు లన్నిటిలోనూ దొరకును.

తయారుచేసినవారు:—

ఎస్. వి. ప్రొడక్ట్సు ఇరింజలకూడ—కేరళస్టేట్.



నాణ్యతకు
ప్రెషస్



ప్రెషస్ ఇండస్ట్రీస్
40 పినేటోస్ట్ విజేస్ట్, బొంబాయి—37

బహుమానము పొందుటకు
లవ్-ఓ
త్రాగండి

బహుమానము పొందుటకు
విటోలా
త్రాగండి

బహుమానము పొందుటకు
గ్రీన్ టాప్
త్రాగండి

వనిల్లా
జింజర్ బీర్
అట్లాస్ మిక్స్చర్
త్రాగండి

అన్నీ
అట్లాస్ ఎసెన్స్
తయారుచేయు

Kleertone
క్లియర్ టోన్
ఉన్నతమైన
జీవనమునకు
ఉన్నతమైన
తయారులు



'క్లియర్‌టోన్'
వాటర్ బోయిలర్
అద్దమును తలపించు, పాత్రలను శుభ్ర పరచుటకు మరియు స్నానముచేయుటకు వేడి నీళ్లను త్వరలో యిస్తుంది. థెర్మోస్టాటిక్ స్విచ్ ఉండినందున వాడుపు చేయవచ్చును. సైజు: 3.5 మరియు 5 గాలనులు.



'క్లియర్‌టోన్'
ట్విన్ హాట్ ప్లేట్స్
వంట అవసరముల్లో ఎంతో ఉపయోగకరముగా మరియు పొదుపుచేకూర్చేవిగా ఉంటున్నాయి. తక్కువ మధ్యమ మరియు హెచ్చు పరిమాణముల్లో వేడిని క్రమపరచుటకు 3-పొజిషన్ స్విచ్ కలదు. సింగిల్ హాట్‌ప్లేట్ కూడ లభిస్తోంది.



'క్లియర్‌టోన్'
ఎలెక్ట్రిక్ కెటిల్
కొన్ని నిమిషాల్లో టీ తయారయిపోతుంది! పాలు కూడ త్వరగా కాగుతాయి. 3 పైంటుల పరిమాణము. లోపల వెండి మరియు పైన క్రోమియమ్ పూతపూయ బడినది.

పూర్తి వివరములకు మీ దగ్గరలోవున్న క్లియర్‌టోన్ లేక నేషనల్-ఎక్కో రేడియో డీలరును త్వరలోనే సంప్రదించండి.

జెనరల్ రేడియో & అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
బొంబాయి • కలకత్తా
పాట్నా • మద్రాసు
బెంగుళూరు • ఢిల్లీ
సికిందరాబాదు
GRA
IWT-GRA. 534

రేడియో

శుక్రవారం, ఫిబ్రవరి 24
శక 1882 ఫాల్గుణ 5

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉ: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా. 7—15 ప్ర. ది. పనికమన్న, 7—40 గాంధికథ, 8—00 ఆం. వా. 8—15 హిం. వా. 8—30 హిందుస్థానీ సంగీత శిక్షణ, మ: 12—30 కార్మికుల కార్యక్రమం, (విజయవాడనుండి రిలే) 1—00 స్త్రీలకు (హింది) 1—30 సి. ఎస్. రామలింగం: సితార్, శుద్ధ సారంగ్, 1—50 తె. వా. 2—00 సి. ఎస్. రామలింగం: సితార్, భీమ్ పలాస్, 2—10 ఉ. వా. 2—20 మాధ్యమిక పాఠశాలలకు (ఉర్దూ) 2—50 వాతావరణ సూచన, 3—45 మాధ్యమికపాఠశాలలకు: (విజయవాడనుండి రిలే) సా: 6—00 స్థానిక ప్రకటనలు, 6—5 ప్రాంతీయ వార్తలు, 6—15 జూలియస్ సీజర్, నాటిక (ఉర్దూ) 8—00 తె. వా. 7—15 గాంధి కథ (ఉర్దూ) 7—30 కర్నాటక సంగీత కచేరీ (మద్రాస్‌నుండి రిలే) 9—00 ఆం. వా. 9—15 ఉ. వా. 9—30 ఇంక్రిమెంట్, నాటిక, రచన: మునిమాణిక్యం నరసింహారావు, 9—45 సుగమ్ సంగీత్: శాంతా సక్సేనా గీత్, భజన్, 9—55 సుబన్న సంగీత్, సుమతీ ముటాట్కర్, పద్మావతి గోఖలే, రాధికామోహన్ మైత్ర, 10—10 సి. ఎస్. రామలింగం: సితార్, పూర్వికల్యాణి, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉ: 6—30 హైదరాబాద్ ఎ వలె, మ: 12—30 హైదరాబాద్ ఎ వలె, 1—00 వి. బి. కనకదుర్గ, 1—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వీణ: నిలయవిద్వాంసుడు, ఘనరాగతానం, 2—20 సంగీతగోష్ఠి, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సా: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—0 ఆం. వా. 9—15 లలిత్ సంగీత్, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉ: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్‌నుండి రిలే) 7—00 తె. వా. 7—15 హైదరాబాద్ వలె, 7—40 గాంధికథ, గాంధీజీ జీవితగాధలు, భజన్ (హైదరాబాద్‌నుండి రిలే) 8—00 ఆం. వా. 8—15 హిం. వా. మ: 12—30 కార్మికుల కార్యక్రమం, 'గణపతి'సీరియల్ నాటిక (4 వ భాగం) 1—00 ఎస్. గోపాలాచారి, 1—30 లలిత సంగీతం, 1—50 తె. వా. 3—30 శ్రోతలుకోరినపాటలు 3—45 మాధ్యమిక పాఠశాలలకు, 4—15 వాతావరణ సూచన, సా: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, విశేషిలేమిటి, వేయంగల విన్నపములు, 7—30 కర్నాటక సంగీత కచేరీ (మద్రాస్‌నుండి రిలే) 9—00 ఆం. వా. 9—15 త్యాగరాజకృతి సమారాధ్యాయం: రేవతి రత్నస్వామి, 9—30 ఇంక్రిమెంట్, నాటిక, (హైదరాబాద్‌నుండి రిలే) 9—45 హిందీ పాటలు (హైదరాబాద్‌నుండి రిలే) 10—00 ఎస్. గోపాలాచారి, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉ: 6—55 మంగళగానం, 7—15 త. వా. 7—30 నాదస్వరం (తిరుచ్చినుండిరిలే) 8—00 మధురగీతం, మ: 1—00 కదంబం, 1—30 గానమంజరి, 1—40 హిం. వా. 1—50 గీతమంజరి, 2—00 త. వా. 2—40 వాతావరణ సూచన, సా: 5—30 వేణువు: నిలయ విద్వాంసుడు, 5—45 గాంధికథ (తమిళము) తిరుచ్చినుండి రిలే) 6—00 భజన్, 7—15 త. వా. 7—30 రామనాథపురం కృష్ణన్, వి. సేతురామయ్య: వయొలిన్, కోయంబత్తూర్ రామస్వామి: మృదంగం, టి. ఎస్. విల్వాద్రి అయ్యర్: ఘటం, 9—00 వాద్యగోష్ఠి, 9—15 కదంబం, 9—30 పెళ్లిళ్లై 9—45 దొరైస్వామి అయ్యంగార్: వీణ, 10—30 ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉ: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా. 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. మ: 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 మాదర్ నిగస్సి, స్త్రీలకు, 1—30 ఆం. వా. 1—40 గానమంజరి, 1—50 తె.వా. 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సా: 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము) 6—00 ఆం. వా. 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 సుకన్యా స్వామినాథన్, 7—00 తె.వా. 7—15 సంగీతమాల, 7—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా. 9—30 పాశ్చాత్య సంగీతం, 10—30 ప్రసార సమాప్తి.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలు, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ జొన్నవిత్తుల లక్ష్మీనరసింహశర్మ, అండ్ జొన్నవిత్తుల హనుమ లక్ష్మీ మధ్రాసు, విజయవాడ	116—00
శ్రీ ఎస్. ఎస్. మోహనరావు, విజయవాడ	10—00
శ్రీ కె. టి. కదిరప్ప, అండ్ బ్రదర్స్, బెంగుళూరు	10—00
శ్రీ ఎస్. వి. రావు, బొంబాయి	10—00
శ్రీ యస్. టి. వి. కృష్ణమాచారి, మద్రాసు	5—00
రూ. 4—00 లు విరాళ మిచ్చినవారు:— బొబ్బా కెశవనాద్	
రూ. 1—00 లు విరాళ మిచ్చినవారు:— టి. సోమసుందరశర్మ, చేగు రాధాకృష్ణమూర్తి	2—37
నిన్నటివరకు వసూలైన మొత్తం:	1,41,635—61
మొత్తం:	1,41,793—61

కాంగ్రెసు సంస్థను బలపర్చండి

భీమవరంలో మాజీ మంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి

(మన విలేఖరి)

భీమవరం, ఫిబ్రవరి 18:— ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి నిన్న శ్రీ జూపూడి గంగయ్య మెమోరియల్ హైస్కూలులో యేర్పాటుచేసిన పట్టణ తాలూకా కార్యకర్తల సభలో ప్రసంగించారు.

"మన కాంగ్రెసు సంస్థ పెద్ద సంస్థ. అది పాడయిపోతుందని, పక్షపాతంతో వ్యవహరించుతున్నదని బాధపడుతున్నాం. దానిని అరికట్టాలంటున్నారు. ఈవిషయం ఆందోళనగానే వుంది. తప్పులు చేసినప్పుడు సర్దుటానికి ప్రయత్నం చేయాలి. తప్పులు దాచినప్పుడు ప్రజలు సహించరు.

"మద్యపాన నిషేధం గాంధీజీకి ప్రియమైందని చేశామంటారు. ఈ శాసనం ప్రస్తుత పరిస్థితులలో పనికిరాదు. వరకట్న నిషేధ యాక్టును అములుపరచగలరా?

నెహ్రూ మనందరికి ప్రపంచానికి కావాలి. పదినంవత్సరాలపాటు వర్ధిల్లాలి. వారి అడుగుజాడల్లో మనం నడవాలి.

కాంగ్రెసు సంస్థను బలపర్చాలి. కాంగ్రెసు చెడిపోయిందని నిస్పృహ చెందరాదు. కాంగ్రెసు ధర్మాలను వీరు తర్జనభర్జన చేయాలి. కాంగ్రెసు దేశానికి యేమి చేయలేదంటే ఒప్పుకోను. ప్రజాస్వామిక దేశాలలో మనదేశం అన్ని రంగాలలోను యెంతగానో పురోగమించుచున్నది. పరిపాలనలో అన్ని విషయాల చక్కబడాలంటే పదినంవత్సరాలు పడుతుంది" అని చెప్పారు.

ఇంతకు ముందుగా శ్రీయుతులు గాదిరాజు జగన్నాధరాజు, కాంగ్రెసు సుబ్బన్న, చెరుకువాడ వెంకటసుబ్బారావు, మద్దాల వెంకన్న, జి. శ్రీనివాసరావు మాట్లాడారు. శ్రీ రామరాజుగారు మాట్లాడుతూ శ్రీ సుబ్బారెడ్డిని ఆంధ్రా పటేల్‌గా అభివర్ణించారు. పట్టణ కాంగ్రెసు తరఫున కార్యదర్శి శ్రీ నారపురాజు సుబ్బారావు స్వాగతపత్రం సమర్పించారు. తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ దంతులూరి రామరాజు అధ్యక్షత వహించారు. కార్యదర్శి శ్రీ దివ్వి వెంకటరెడ్డి వందనసమర్పణ చేశారు.

శ్రీ సుబ్బారెడ్డితో కూడా శాసనసభ్యులు శ్రీ శ్రీయుతులు నాచు వెంకట్రామయ్య, గాదిరాజు జగన్నాధరాజు, జిల్లాకాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కలిదిండి విజయనరసింహరాజు, పరిషత్ అధ్యక్షులు బాపిసీడు, తాలూకా అధ్యక్షులు శ్రీ దంతులూరి రామరాజు, పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ జూపూడి కేశవరావు వున్నారు.

వాణిజ్యమండలి సత్కారం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డిని స్థానిక వాణిజ్యమండలి వారు అతిథి సత్కారం చేసి తేనీటివిందు యిచ్చారు.

శ్రీ రెడ్డి బృందం యిచ్చటకు రాగానే మండలి అధ్యక్షులు శ్రీ బొండాడ బంగారాజు, మానేపల్లి నాగేశ్వరరావు, కలిగొట్ల నరసింహమూర్తి, ఉద్దరాజు అచ్యుతరామరాజు (కార్యదర్శులు) శ్రీ యమ్. వెంకట్రావు (ఆఫీసు మేనేజరు) వారికి స్వాగతం చెప్పారు.

శ్రీ బొండాడ బంగారాజు మాట్లాడుతూ వర్తక సంఘాలు కాంగ్రెసు ప్రభుత్వానికి అనేక విధాల సహాయం చేస్తున్నవనీ, రాబోయే/యెలెక్షన్ అభ్యర్థుల విషయమై ఈ సంఘాలవారితో సంప్రతింపులు జరపాలని విన్నవించారు.

నాది అనేపదం మారిపోవాలనీ, మాది అనే కష్టం రావాలనీ, బీదవాళ్లను పైకి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేయాలని మీకు అన్యాయం జరుగుతుంటే యెప్పుడూ మీవాడనుగా వుంటానని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

తరువాత కార్యదర్శి శ్రీ యు. అచ్యుతరామరాజు వందనసమర్పణతో సభ ముగిసింది.

గణపతి 'ధర్మ డిబ్బి' ప్రభావం

సామర్లకోట, ఫిబ్రవరి 20:— ఇచ్చటకు రెండు మైళ్ళదూరమున్న పెద్దపాలెం గ్రామంలో ఈమధ్య ఒక విచిత్ర సంఘటన జరిగింది.

'జంగిడి'తో జంతికలు అమ్మి జీవించే ఒక కుర్రవాడు ఒక రోజున తనకు ఆ సాయంత్రానికి మిగిలిన రెండణాలను ఆ గ్రామంలో కులాసాగా కాలక్షేపం చేయుడానికిగాను 'పేక' ఆటాడే కొంతమంది యువకులకు ఆ గ్రామంలో వినాయకుని ప్రతిష్ఠించుటకుగాను తన భూరి విరాళంగా ఇచ్చి వెళ్ళాడు. ఆరెండణాలతో ఆయువకబృందం ఒక సీనారేకు డబ్బాను చేయించి 'ధర్మ డిబ్బిగా' ఒకచోట నుంచారు. గణపతి గుడికి గాను ఆనిధిని వినియోగిస్తామని ప్రకటించారు. గణపతి సేవా సంఘాన్ని స్థాపించారు.

సుమారు పదివేల రూపాయలు వసూలయ్యాయి. గుడి నిర్మాణానికి అయిన మూడువేల రూపాయిలు శ్రీమతి పెనుమర్తి సూరమ్మగారు యిచ్చారు. విద్యుచ్ఛక్తి కయిన ఖర్చును శ్రీమతి పెనుమర్తి శేషమ్మగారు భరించారు. విగ్రహానికి అయ్యే ఖర్చు సుమారు నాలుగు వందలు శ్రీమతి కొండపల్లి మాణిక్యమ్మ గారు ప్రకటించారు. మంచినీటి నూతికయిన ఒక వెయ్యిరూపాయిలు శ్రీ గోలి సూరయ్య సోదరులు బహూకరించారు. విశేషించి మరీ గొప్ప విశేషమేమంటే ఈ గణపతి సేవా సంఘంవారు తలచుకొన్న వెంటనే ఆధునిక ఆరుబయలు రంగ స్థలిని సుమారు రూ. 1500 లు ఖర్చుతో నిర్మాణం చేశారు. ఈ ఓపెన్ ఎయిర్ థియేటరుకు అయిన ఖర్చును మలిరెడ్డి పద్దమ్మగారి జ్ఞాపకార్థం ఆమెభర్త శ్రీరామన్న గారు విరాళంగా ఇచ్చారు. ఈరంగ స్థలిని ఆధునికంగా నిర్మించడంలో ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు శ్రీ కుందు వీర్రాజుగారు ఉచితంగా పర్యవేక్షణ గావించి సహకరించారు.

గణపతి సేవాసంఘం ఆధ్వర్యాన ఫిబ్రవరి 17న బ్రహ్మాండమయిన బహిరంగ సభ జరిగింది. గ్రామంలోని ఆబాల గోపాలం 20వేల మంది, వినోదంలో పాల్గొన్నారు. రంగస్థలికి ఆ రోజునే శ్రీ జి. చెంచు రామారావు గారు ప్రారంభోత్సవం జరిపారు. నెహ్రూ నాట్యమండలి (చీరాల) వారు 'సత్య హరిశ్చంద్ర' నాటకమును ఈరంగ స్థలిపై ప్రప్రథమంగా ప్రదర్శించారు. అపరాధ రుసుము గా సేకరించే సొమ్మును సహితము 'గణపతి ధర్మ డిబ్బిలో' వేయుస్తున్నారు. ఈ ఆదర్శాన్ని మిగిలిన గ్రామాలవారు ఎంతో కొనియాడుతున్నారు.

ఆకివీడు వార్తలు

ఆకివీడు, ఫిబ్రవరి 16:— ఆకివీడు వ్యాపారస్తులు శ్రీ వీరవల్లి రామకృష్ణారావుగారి జేష్ఠకుమార్తె చి. సౌ. పద్మినీ సత్య సూర్యవతిని వేల్పూరు గ్రామ కాపురస్థులు శ్రీ కుకునూరి పూర్ణచంద్రరావుగారి దత్తత కుమారుడు చి. ఉమామహేశ్వరరావుకు యిచ్చి ఆకివీడు గ్రామములో వారి స్వగృహమందు కడు వైభవముగా పరిణయ మహోత్సవము జరిగినది.

ఆకివీడు గ్రామ కాపురస్థులు శ్రీ సాతులూరి వెంకటేశ్వరరావుగారి జేష్ఠకుమార్తె చి. సౌ. మహాలక్ష్మిని రాజోలు గ్రామ కాపురస్థులు (లేటు) శ్రీ రాజా వెంకటాచలంగారి ద్వితీయకుమారుడు చి. హజరత్తయ్యకు యిచ్చి ఆకివీడు గ్రామములో వారి వసతి గృహమందు వివాహ మహోత్సవము కడు వైభవముగా జరిగినది.

ఉయ్యూరు పాలిటెక్నిక్ తరలింపు అనుచితం

బహిరంగసభలో పలువురి విమర్శ

ఉయ్యూరు, ఫిబ్రవరి 20:— ఉయ్యూరు పాలిటెక్నిక్ కార్యాచరణ సంఘం వారు ట్రావెలర్సు బంగళా ముందు యేర్పాటు చేసిన బహిరంగ సభకు జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ శివరామప్రసాద్ అధ్యక్షత వహించారు.

కార్యాచరణ సంఘం తరపున శ్రీ గొల్లపూడి పూర్ణచంద్రరావు పాలిటెక్నిక్ వుయ్యూరునుండి తరలించరాదని యేకగ్రీవంగా తీర్మానించిన జిల్లా పరిషత్తు సభ్యులకు తమ ధన్యవాదాలు తెలిపారు. విద్యామంత్రి యీ సమస్యను పునఃపరిశీలించి న్యాయం కల్గించాలని విన్నవించారు.

ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌తర్వాత మొదటి పెద్దపట్టణమైన విజయవాడలో ఒక్కవృత్తి కళాశాలయైనా స్థాపించక పోవటం మన జిల్లా ప్రజలందరికి అవమానకర మన్నారు. జిల్లా పరిషత్తు తీర్మానం అములు జరుగునట్లు చూడవలసిన బాధ్యత మన జిల్లా నాయకులందరిపైన పడింది. ఇది సాధించడమేగాక తృతీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో విరివిగా స్థాపించ తలపెట్టిన యింజనీరింగ్ కళాశాలలో యొకదానిని విజయవాడలో వుంచునట్లు కృషి చేయవలసిందిగా కోరారు.

శాసన సభ్యులు శ్రీ కాకాని వెంకటరత్నం పాలిటెక్నిక్ తరలింపుకు మొదట ప్రయత్నం జరిగినపుడు, తాను, తదితర శాసన సభ్యులు యేవిధంగా కృషి చేసిందీ వివరించారు. గతంలో తప్పులెవరి ద్వారా యెట్లు జరిగినా వాటిని మరచిపోవడం మంచిదని, పాలిటెక్నిక్ తరలింపు సమస్య దురదృష్టకర విషయమని, యీ తరలింపు విరమించునట్లు చేయుటలో తాము కూడా తీవ్రంగా కృషిచేస్తామని తెలియజేశారు. ప్రత్యక్ష చర్యయేమీ అవసరం లేకుండానే యీ సమస్య పరిష్కార మయ్యేటట్లు శక్తివంచన లేకుండా పాటు పడుతున్నా మన్నారు.

శ్రీ గాయత్రి అనంతరామయ్య న్యాయమైన ఆందోళన గుర్తించి ప్రభుత్వం వుచిత చర్య తీసుకుంటుందనే ఆశను వెల్లడించారు.

శ్రీ శివరామప్రసాద్‌గారు పాలిటెక్నిక్ తరలింపు యత్నం తప్పని తమ దృఢ విశ్వాసం వెల్లడించారు. తరలింపు నాపడానికి తమ శక్తికొలది కృషి చేస్తామన్నారు. కార్యాచరణ సంఘం చేసే ప్రయత్నం న్యాయసమ్మత మైనదని, యితర నాయకుల సహకారంతో కార్యసాధనకు పూనుకుంటామని తెలియజేశారు. ప్రైవేటుగా పాలిటెక్నిక్ నడుపుకో మనడం సమంజసం కాదన్నారు.

రాజమండ్రి కౌన్సిల్ పౌరసమితి వ్యవహారం

మున్సిపల్ చైర్మన్ ప్రకటన

(మన విలేఖరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 20:— పౌరసమితి అధ్యక్షులు, మునిసిపల్ చైర్మన్ శ్రీ నిడమర్తి వెంకట నరసింహం యీ క్రింది ప్రకటన చేస్తున్నారు:

"పౌర సమితినుండి యేడుగురు సోదరసభ్యులు సమితికి సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తామని చేసిన సంయుక్త ప్రకటనలో వారు చూపిన కారణాలు వాస్తవ విరుద్ధంగాను అవాస్తవయంగాను వున్నాయి. ఈమిత్రులు గత 16 మాసాలలో ఎప్పుడు సమితి అభివృద్ధి పనులకు తోడ్పడలేదని గాని, పార్టీలకు, బంధు ప్రియత్వానికి స్వార్థ ప్రయోజనాలకు చోటిస్తున్నాం అని వ్రాతమూలంగాగాని మాటమాత్రంగా గాని సమితి సమావేశాలలో తెలియచేయలేదు.

సమితి సభ్యులు కొందరు వార్డుపనులు చురుకుగా జరగడంలేదనే అసంతృప్తి మాత్రమే వెలిబుస్తూ వచ్చారు. గతంలో ప్యానుకాబడిన 4 లక్షల పనులే యీ కౌన్సిల్ పూర్తిచేయవలసి వచ్చినందున, కొత్తపనులు తీసుకొనే అవకాశం లేనందున, మరియు ఇంజనీర్లు మారుతూ వుండడం వలన త్వరితంగా జరగలేదనేది యదార్థం. ఈ విషయాలు సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయబడుతూనే వుండేది. గత ఆరుమాసాలనుండి యీ పనులు అములు జరిపించుటకు కృషి జరుగుతూంది. ఈలోగా 1961—62 బడ్జట్ అంచనాలను సుదీర్ఘంగా చర్చించి కౌన్సిల్ పట్టణం మొత్తంగా, వార్డుల అవసరాలకు అనుగుణ్యంగా పనులకై కేటాయింపు చేయబడినది. అములు జరిపించాల్సిన పనులుకూడ సమిష్టి కార్యాచరణద్వారా చేయుటకు ఎప్పుడూ అవకాశమున్నదని సభ్యులకు తెలియనిది కాదు.

పట్టణ ప్రజలవుందుంచిన ప్రణాళికకు అనుగుణ్యంగా పౌరసమితి వ్యవహరించలేదని సమితిలో చర్చకు పెట్టడం, వాటిని నాయకత్వం త్రోసిపుచ్చడంగాని ఎప్పుడూ జరగలేదు.

వారు ఏ ఆశయాలకైతే స్వతంత్రంగా వుంటూ పట్టణాభివృద్ధికి పాటుపడతా మంటున్నారో ఆ ఆశయాలకే సమితి నేటికీ పాటు బడుతూ వున్నది. ఒకే ప్రణాళిక, కార్యక్రమం, నిర్మాణ సూత్రాలు, ఒకే చిహ్నంతో ఎన్నికైన కౌన్సిలర్లు తమ అభిప్రాయ భేదాలను సమితి సర్వసభ్య సమావేశం ముందుంచి పరిష్కరించుకోవడం కనీస ప్రజాస్వామిక విధానమని వారి దృష్టికి తెస్తున్నాను. వారు యిప్పటికైనా తమ నిర్ణయాన్ని పునరాలోచించుతారని ఆశిస్తున్నాను.

కౌన్సిల్ పట్టణ పురోభివృద్ధికై చేస్తున్న కృషిని ప్రజలు మెలుకువతో పరిశీలించి తోడ్పడగలరని ఆశిస్తున్నాను."

రైలుకిందపడ్డ బాలుని మృతి

బందరు, ఫిబ్రవరి 21:— గుడివాడ తాలూకా, పసుమర్రు గ్రామ కాపురస్థుడు శ్రీ శీలం నాంచారయ్యగారి కుమారుడు అప్పయ్య అనే 14 సం. బాలుడు 19 న ప్రమాదవశాత్తు, రైలుక్రింద పడ్డాడని తెలియచేయబడింది.

కవుతరం, గుడ్లవల్లేరు మధ్య రైలుకట్టమీదుగా అప్పయ్య నడుస్తున్నా డట. ప్రమాదవశాత్తు, ఎడంకాలు చక్రంక్రింద పడిందట. అందుచేత కాలు విరిగిందని చెబుతున్నారు. ఆ బాలుని బందరు ప్రభుత్వఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలోనే ఆ బాలుడుచనిపోయాడు.

సహకార సంఘాల డైరెక్టర్ల నియామకం

రిజిస్ట్రారుఉత్తర్వు,ఆంధ్రప్రదేశ్‌హైకోర్టుచేరద్దు

హైదరాబాదు, ఫిబ్రవరి 20:— పశ్చిమగోదావరిజిల్లా సహకారసంఘాల ఫెడరేషన్ (ఏలూరు), కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (గుంటూరు) డైరెక్టర్లబోర్డుల నియమిస్తూ సహకారసంఘాల రిజిస్ట్రారు ఇచ్చిన ఉత్తరువును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పి. చంద్రారెడ్డి, న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖరశాస్త్రి నేడు రద్దు చేశారు.

న్యాయమూర్తులు, రిట్‌పిటీషన్లను అనుమతిస్తూ, సహకార సంఘాల రిజిస్ట్రారు రెండవ పర్యాయం పై సంఘాలకు డైరెక్టర్లబోర్డులను నియమించడానికి సంతృప్తికరమైన కారణాన్ని చూపలేదని తమ తీర్పులో వివరించారు.

పై రెండు సంఘాలలోను అధ్యక్షులుగా, వాటాదారులుగా ఉన్నవారు సహకార సంఘాల రిజిస్ట్రారు నియామకానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటీషన్లను సమర్పించారు.

లోగడ ఈ సంఘాల డైరెక్టర్ల బోర్డు, వాటాదార్లనుంచే ఎన్నుకొనబడుతూ వచ్చినదనీ; నియామకం పద్ధతి పూర్వంలేదనీ, పిటీషనర్లు తమ రిట్‌పిటీషనులో పేర్కొన్నారు.

1957 లో డైరెక్టర్ల బోర్డు ఎన్నికకు సంబంధించిన అనుబంధ నిబంధనలు సవరించబడినవి. మూడు సంవత్సరాల కాలంవరకు, డైరెక్టర్ల బోర్డును నియమించే అధికారం సహకార సంఘాల రిజిస్ట్రారుకిస్తూ ఒక అనుబంధ నిబంధన చట్టంలో చేర్చబడినది.

ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలకాలం జరిగిన తరువాతకూడా సహకార సంఘాల రిజిస్ట్రారు పై సంఘాలకు డైరెక్టర్ల బోర్డును క్రొత్తగా నియమించడం జరిగింది.

పశ్చిమ గోదావరిజిల్లా సహకార సంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ కె. సత్యనారాయణ తన పిటీషనులో, సహకార సంఘాల రిజిస్ట్రారు చర్యను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించినదనీ, ఆవిధంగా చేయవలసిందిగా ఆయనను ఆదేశించినదనీ ఆరోపించారు.

సహకారసంఘాల రిజిస్ట్రార్ నిరసన

శ్రీ కె. సత్యనారాయణ చేసిన పై ఆరోపణకు సహకార సంఘాల రిజిస్ట్రారు జవాబునిస్తూ డైరెక్టర్ల బోర్డును నియమించే విషయంలో తనను ఇతరులెవరూ ప్రోత్సహించలేదని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్ది భూమిలో హెచ్చు పంటపండించే తీవ్రతర వ్యవసాయ కృషి పథకం అములు కావించబడుతున్న దృష్ట్యా, జిల్లా సహకార సంఘాల ఫెడరేషన్‌ను ఎక్కువ సమర్థవంతంగా పనిచేయించడం కోసం డెప్యూటీ రిజిస్ట్రార్ సిఫార్సుపై తను ఈ చర్య గైకొన్నానని సహకార సంఘాల రిజిస్ట్రారు తను దాఖలుచేసుకున్న రెండవ అఫిడవిట్ పిటీషనులో పేర్కొన్నారు.

సహకార సంఘాల రిజిస్ట్రారు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని, అనుమానానికి ఆయన చర్య ఆస్కారం కలిగిస్తున్నదని తీర్పు నిస్తూ న్యాయమూర్తులు ఆయన ఉత్తర్వును రద్దు చేశారు.



హైదరాబాద్ హిందీ ప్రేమీమండలి తరపున జరిగిన శ్రీ ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య సన్మాన సందర్భాన తీసిన చిత్రం. హిందీ యోగ్యతాపత్ర వితరణోత్సవంకూడా జరిగింది. ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి ప్రభృతులు ఉన్నారు



వారికి
గ్రిమాల్ట్స్ సిరప్ యివ్వండి



... దగ్గు ఎంత త్వరగా పోతుందో చూడండి

గ్రిమాల్ట్స్ సిరప్ చాలా మందికి వారివారి పేరు పొందిన దగ్గు మందు. ఎంత కాలము నుండి వున్న దగ్గు అయినా యీ సిరప్ యొక్క శక్తివంతమైన ఆయాస నిరసోయమైన క్రియతో వేగవంతమైన స్వస్థత చేకూరుతుంది.

మీరు దగ్గు, రొంప, శిరోభారము లేక రొమ్ము పట్టి మెను మెం వాటితో బాధపడుతూ ఉంటే గ్రిమాల్ట్స్ కాఫ్ సిరప్ వారి దగ్గు ఎంత త్వరగా పోతుందో చూడండి.

The Famous Grimault's Syrup

ఎటువంటి ప్రదేశానికైనా
చమత్కారంగా పెయింటు వేయుటకు
షాలిమార్ సూపర్‌లాక్
సింథెటిక్ ఎనామెల్

• త్వరగా ఆరి, గట్టిగా పట్టివుండే మంచి నిగారింపుగల సింథెటిక్ ఎనామెల్
• లోపలను, బయట వాడుటకు
• బ్రష్‌తోను, స్ప్రేతోను లేక కత్తిపుడు వుంచి చేయబడుతుంది.
• ఒక డబ్బాలో ఒకటే ఉపయోగపడు పిక్కట 31 రంగులున్నాయి.

SHALIMAR PAINT, COLOUR & VARNISH CO., PRIVATE LTD.
Calcutta - Bombay - Madras - New Delhi - Kanpur
(అన్ని సిటీలలో ఏజంటులున్నారు.)

దక్షిణ రైల్వే

ఎంప్లాయిమెంటు నోటీసు

నం. ఎం/పి: 171/6 తేది 8—2—61.

మద్రాసు డివిజనులో దిగువ ఉద్యోగములకు దరఖాస్తులు షెడ్యూల్డు జాతులకు చెందిన అభ్యర్థుల నుండి మాత్రమే కోరబడుతున్నవి.

బ్రాంచి	కేటగిరి	అనుమతింపబడిన జీతం స్కేలు రు.	ఖాళీల సంఖ్య	రిక్రూటింగ్ అథారిటీ	తీసుకోను కడపటి తేది
మెకానికల్	కళాశీలు	70—85	7	డివిజనల్ సూపరింటెండెంట్, పర్సనల్ దక్షిణ రైల్వే.	31—3—61
ఎలెక్ట్రికల్	డిటో	డిటో	3	రాయపురం	
ట్రాక్షన్	డిటో	డిటో	1	మద్రాసు—13.	
ఆపరేటింగ్ అండ్ కమర్షియల్	ట్రాన్స్‌షిప్ పోర్టర్లు	డిటో	5	డిటో	
వర్క్స్	గాంగ్‌మెన్	డిటో	4	డిటో	డిటో

దిగువ షరతులు నెరవేర్చవలెను.

1. వయస్సు 31—3—61 తేదీ నాటికి 18 మరియు 28 సం.ల మధ్య ఉండవలెను.
2. కనీస విద్యార్హతలు: లేవు.
3. 56 కి.ల బరువు ఎత్తగలిగి ఉండవలెను.

దరఖాస్తులు సరాసరి, డివిజనల్ సూపరింటెండెంట్, (పర్సనల్) దక్షిణ రైల్వే మద్రాసు—13 కు, పేరున కాకుండ, హోదా అడ్రెసుకు కవరులో పంపవలెను. కవరుమీద "మద్రాసు డివిజనులో —— ఉద్యోగమునకు దరఖాస్తు" అని సూపర్‌స్క్రయిబ్ చేయవలెను. దరఖాస్తులలో దిగువ వివరములు తెలుపవలెను.

1. రిక్రూటుమెంటు నోటిఫికేషన్ రిఫరెన్సు — దరఖాస్తు పెట్టిన ఉద్యోగము.
2. దరఖాస్తుదారునిపేరు.
3. తండ్రిపేరు, వృత్తి.
4. మతము, కులము, జాతి.
5. నివాసం చిరునామా.
6. విద్యార్హత.
7. సాంకేతిక అర్హతల వివరములు.
8. పుట్టిన తేది (9) రెండు ఐయిడెంటిఫికేషన్ మార్కులు.
10. రైల్వేలో పని చేస్తున్నావా? అయితే ఏ ఉద్యోగంలో — ఆ ఉద్యోగం మానుకోడానికి కారణం.
11. వివాహమైనదా? బ్రహ్మచారివా? వివాహమైనచో జీవించి ఉన్న భార్యల సంఖ్య.
12. అభ్యర్థి తెలియపరచ దలచిన ఏవైనా యితర వివరములు.
13. సత్ప్రవర్తన గురించి సర్టిఫికెట్లు యిచ్చిన బాధ్యతగల యిద్దరు వ్యక్తులపేర్లు అడ్రెసులు.

దరఖాస్తులతో, వయస్సు, అర్హతలు రుజువు పరచు స్కూలు సర్టిఫికెట్ల నిజమైన కాపీలు, సత్ప్రవర్తన గురించి రెండు సర్టిఫికెట్లు, జతపరచి పంపవలెను. అక్షరాస్యులు కాని అభ్యర్థుల విషయంలో, రికగ్నైజు కాబడిన జనసను సర్టిఫికెట్ల కాపీలు పంపవలెను.

డివిజనల్ సూపరింటెండెంటు
డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫీసు
మద్రాసు డివిజన్, పర్సనల్ బ్రాంచి, రాయపురం, 8—2—61.

రోటరీ ఇంటర్ నేషనల్ వార్షికోత్సవం

శ్రీ ఆర్. వి. రాఘవరావు

(రోటరీ యింటర్నేషనల్ 56 వ వార్షికోత్సవం 1961 ఫిబ్రవరి 23న జరుగుతుంది. ఈసంస్థ ను షికాగోలో 1905 లో స్థాపించారు. అదిలో ఈ సంస్థ సభ్యులు కొద్దిమంది మాత్రమే. ఇప్పుడు ఈసంస్థలో ప్రపంచమంతటా 4,85,000 మంది సభ్యులున్నారు. 116 దేశాలలో 10,500 క్లబ్బు లున్నాయి. రోటరీ ఉద్యమాన్ని గూర్చి రచయిత సంగ్రహంగా దిగువ వ్యాసంలో పేర్కొన్నారు.)

"స్వేచ్ఛావాక్షరులు నిర్మించండి" అని క్రిందటి సంవత్సరం ఈ సంస్థ అధ్యక్షుడు హెరాల్డ్ థామస్ తమ సందేశంలో ప్రకటించారు. రోటరీ ఉద్యమ ప్రయోజనం ఈసందేశంలో చక్కగా స్పష్టపరిచారు. ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒకచోట నూతన సమాజములో ఒక రోటరీ క్లబ్ ప్రారంభింపబడుతూ వుంటుంది.

సంస్థలో ఎవరో ఒకరు సభ్యుడుగా చేరుతూనే వుంటారు.

క్రిందటి సంవత్సరం పనటున వారానికి మూడు క్లబ్బులు స్థాపింప బడ్డాయి. మిత్ర రాజ్య సమితిలో సభ్య దేశాలకంటే ఈ సంస్థలో ఎక్కువ దేశాలు చేరాయి. ఇతర అంతర్జాతీయ సంస్థలలో సభ్యులకంటే ఈ సంస్థలో సభ్యులు ఎక్కువ భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తున్నారు. రోటరీ సభ్యులు నిర్వహిస్తున్న కార్యక్రమాల విలువ అనిర్వచనీయం. ప్రతి నిముషంలో ఏదో ఒకచోట బీదలకు సహాయం చేస్తూనే వుంటారు. కుంటివారిని లేవనెత్తుతూ వుంటారు. గృహం లేనివారికి గృహాలు, బాధితులకు నివారణ సౌకర్యాలు విద్యార్థులకు నివాసాలు,వృద్ధులకు వసతులు, యువకులకు ప్రోత్సాహం కలుగజేస్తూ వుంటారు.

ఈ సంస్థ "ది రోటేరియన్" అనే మాస పత్రికను ప్రచురిస్తున్నది. ప్రపంచంలో ఈ సంస్థ జరిపే కార్యకలాపాలు ఈ పత్రికలో ప్రకటిస్తూ వుంటారు. అన్నికార్యక్రమాలు ప్రకటింపబడకపోయినా, అతి ముఖ్యమయినవి ఈ పత్రికలో ప్రకటిస్తూ వుంటారు.

సమాజాభివృద్ధి

సమాజాభివృద్ధికి ఈ సంస్థ ఎక్కువగా సేవ చేస్తున్నది. పిల్లలకు పార్కులు నిర్మిస్తున్నది. పాఠశాలలకు బస్సులను ఉచితంగా సరఫరా చేస్తున్నది. సాంఘిక సేవచేసే సంస్థలకు సహాయపడుతున్నది. ఉచిత వైద్యశాలలు నెలకొల్పుతున్నది. క్లబ్బుల పరిసరాలలో నున్న గ్రామాలలో చైతన్యం కలుగజేస్తున్నది. బొంబాయి రోటరీక్లబ్ వివిధ సాంఘిక సేవాసంస్థలకు రు. 80 వేల రూపాయలు విరాళంగా యిచ్చింది.

అంతర్జాతీయ రంగంలో

అంతర్జాతీయ రంగంలో రోటరీసంస్థ విశేష సేవ చేస్తున్నది. ప్రతి సంవత్సరం దాదాపు 200 మంది పండితులను ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు పంపుతున్నది. అంతర్జాతీయ సద్భావాన్ని పెంపొందింప చేయడానికి వీరు కృషిచేస్తారు. రోటరీసంస్థ నేడు ప్రపంచంలో సద్భావాన్ని పెంచే మహాశక్తిగా రూపొందింది. దేశభాషాలను పరిరక్షించి, వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నది.

ఇంత తక్కువ కాలంలో అంత ప్రపంచవ్యాప్తి పొందిన సంస్థలు చాలా అరుదు. చిన్న సంస్థగా ప్రారంభమయి, కాలక్రమంలో విరాజిల్లు మహావృక్షంగా పెరిగింది. అయినా, రోటరీ సంస్థకు ఇది ప్రారంభదశ మాత్రమే. దినదినాభివృద్ధి పొందు పవిత్రమయినది ఈ రోటరీ సంస్థ. ప్రపంచ శాంతి సౌఖ్యాలకు ఈసంస్థ ఉత్సాహంతో పనిచేస్తున్నది.

గోధుమలపై కంట్రోలు తొలగింపు

కొద్ది నెలలలో జరుగగలదని కేంద్ర ఆహారమంత్రి శ్రీ పాటిల్ ప్రకటన

ముట్టప్పేరి, ఫిబ్రవరి 22:—

దేశంలో గోధుమల నిల్వలు బాగా ఎక్కువయినందున కొద్ది నెలలలోనే గోధుమలపై కంట్రోలును పూర్తిగా తొలగించగలమని యూనియన్ ఆహారమంత్రి శ్రీ యస్. కె. పాటిల్ నిన్న ప్రకటించారు.

"అవకాశంకోసం నేను ఎదురుచూస్తున్నాను వచ్చే పంట చూసిన తరువాత నిర్ణయం తీసికుంటాను" అని శ్రీ పాటిల్ అన్నారు.

భారత వాణిజ్య మండలి స్థానికశాఖవారు ఏర్పాటుచేసిన సన్మానసభలో ప్రసంగిస్తూ మొత్తం ప్రపంచంలోనే గోధుమల నిల్వలు ఎక్కువగా ఉన్నవని, గోధుమలతో పోల్చినప్పుడు బియ్యం నిల్వలు తక్కువని ఆయన వివరించారు. గోధుమల నిల్వలు ప్రపంచమంతటా 2 న్నర కోట్ల టన్నులు కాగా, బియ్యం నిల్వలు మాత్రం 50 లక్షల టన్నులు మించి లేవన్నారు.

పంచదార అమ్మకంపై కంట్రోలు ప్రస్తావించి, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలమధ్య పంచదార రవాణాపై కంట్రోలు విధించామని, పంచదార ధరలు పడిపోకుండా చూసే ఉద్దేశ్యంతోనే ఈపని చేశామని శ్రీ పాటిల్ పేర్కొన్నారు. పంచదార ధరలు పడిపోవడం కొనుగోలుదార్ల దృష్ట్యా మంచిదే అయినప్పటికీ, రైతులకు నష్టదాయకం కాగలదని అన్నారు. చెరకు ఉత్పత్తిదారులకు కనీసధర ముట్టగలదని హామీయిచ్చామని, అందుచేత పంచదార ధరలు పడిపోవడం తగదన్నారు.

ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో పంచదార ధర చాలఎక్కువని శ్రీ పాటిల్ పేర్కొన్నారు. ఇండియాలో టన్ను పంచదార 700 రూపాయలు కాగా ప్రపంచ మార్కెట్లో 600 రూపాయలుమాత్రమే నన్నారు. అందుచేత పంచదార మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉత్పత్తి ఉండేటట్లు చూడాలన్నారు.

కేరళలో పంచదారపై కంట్రోలును తొలగించాలని, గోధుమల రవాణాపై నిర్బంధాలను సడలించాలని మట్టంచేరి వాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీ కాంతిలాల్ రామ్‌చంద్ మెహతా విజ్ఞప్తి చేశారు.

తక్కువ వజీతం వచ్చే ప్రభుత్వోద్యోగులు

మార్చినెలలో అడ్వాన్సు ఇవ్వమని అభ్యర్థన

హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

మార్చినెలలో రానున్న రంజాన్, ఉగాది పండుగలదృష్ట్యా, తక్కువ జీతం యిచ్చే ఉద్యోగులకు వారివారి జీతాలుమంచి అడ్వాన్సు యివ్వవలసిందిగా నాలుగవతరగతి ప్రభుత్వోద్యోగుల సంఘ కార్యదర్శి శ్రీ కె. అన్సారీ ప్రభుత్వానికి నిన్న విజ్ఞాపన పత్రం సమర్పించారు.

క్రీడారంగం:

వెల్‌కం క్రికెట ఫెస్టివల్ పోటీ

డ్రాతో సమాప్తం

విజయవాడ, ఫిబ్రవరి 21:—

స్టేడియం గ్రౌండ్సులో ఆదివారం జరిగిన ఫెస్టివల్ క్రికెట్‌ఆటలో నాడుజి.ఎస్. రాజా(11) జట్టు డాక్టర్ బర్గ్‌హాల్ (11)జట్టుతో కొద్ది తేడాతో డ్రాఅయింది. జి.ఎస్. రాజా జట్టుకు 182 పరుగులు, డాక్టర్ బర్గ్‌హాల్ జట్టుకు 181 పరుగులు చేశారు. ఈ పోటీలలో పుర ప్రముఖులు అధికార్లు చాలామంది పాల్గొన్నారు.

జి.ఎస్. రాజా జట్టు (11) 182 (వి. చిదంబరం 30, రాజారావుస్ 58) డాక్టర్ బర్గ్‌హాల్ (11) 181 (ఎస్.ఎస్. మణి 101, పద్మనాభన్ 34, పాండురంగారావు 3 వికెట్లకు 42 పరుగులు).

స్త్రీల వక్తృత్వ పోటీలు

నవజీవన్‌మండల్ రజితోత్సవ సందర్భంగా

హైదరాబాద్, ఫిబ్రవరి 21:—

రాంకోటిలోని నవజీవన మండల్ రజితోత్సవ సందర్భంగా స్త్రీలకు వక్తృత్వం, వ్యాసరచనల పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనదలచినవారు తమ పేర్లను మార్చి 5 వ తేదీ లోపల పంపించాలని మండల్ అధ్యక్షురాలు శ్రీమతి ప్రేమలతా గుప్త ప్రకటించారు. ఈ పోటీలు తెలుగు, హిందీ భాషలలో మార్చి 17, 18 తేదీలలో జరుగును.

శాస్త్రీయ, లలిత సంగీత నృత్యాలలోకూడా పోటీలు జరుగుతాయి.

విజయవాడ విజయాట్యుటోరియల్ కాలేజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు కాంగో ప్రధాని లుముంబాను, వారి అనుచరుల హత్య సందర్భంగా సంతాపం వెలిబుచ్చుతూ ఒక తీర్మానంచేశారు.

ప్రెసిడెంట్ ప్రసాద్‌తో కొసిగిన్ సమావేశం

రష్యన్‌భాషలో ప్రచురించిన 'ఆత్మకథ' కాపీల సమర్పణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22:—

సోవియట్ ఉపప్రధాని శ్రీ కొసిగిన్ ప్రెసిడెంట్ ప్రసాద్‌ను నిన్న మధ్యాహ్నం కలుసుకొన్నారు. రష్యన్ భాషలో ప్రచురించిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ 'ఆత్మకథ' కాపీలను ఈ సందర్భంలో శ్రీ కొసిగిన్ అందజేశారు.

రష్యా అధ్యక్షుడు శ్రీ బ్రెజ్నెవ్ నుండి సందేశాన్ని కూడా కొసిగిన్ అందజేశారు. అంతకుముందు డాక్టర్ ప్రసాద్ శ్రీ కొసిగిన్ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు.

'నా రాజీనామా వార్త నిజంకాదు'

ప్రధాని నెహ్రూ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22:—

ప్రధాని పదవికి తాను రాజీనామా సమర్పించనున్నట్లు పదిరోజుల క్రిందట ఒక బొంబాయి పత్రిక ప్రకటించినవార్త నిజంకాదని ప్రధాని నెహ్రూ నిన్న ఖండించారు. నిన్నజరిగిన కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నెహ్రూ దృష్టికి ఈవార్తను కొనితెచ్చినప్పుడు ఆయన పై విధంగా అన్నారు.

ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక పత్రికా విలేఖరితో తానన్న మాటలలో కొన్నింటిని సందర్భశుద్ధి లేకుండా ఈపత్రిక ప్రకటించిందని, ప్రధాని పదవినుండి తప్పుకొనే ఆలోచన లేదని విశదం చేశారు.

దక్షిణ రైల్వే జనరల్ మానేజరు

శ్రీ హెచ్.డి. సింగ్ నియామకం

(ఆంధ్రప్రభ విలేఖరి)

మద్రాసు, ఫిబ్రవరి 21:—

ఇటీవలి వరకు తూర్పురైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మానేజరుగా వున్న శ్రీ హెచ్.డి. సింగ్ దక్షిణ రైల్వే జనరల్ మానేజరు పదవిని శ్రీ ఎ. సి. ముఖర్జీ వద్దనుంచి ఇవాళ స్వీకరించారు.

శ్రీ ఎ. సి. ముఖర్జీ సిమ్లాలోని రైల్వేబోర్డు నమూనాలు, ప్రమాణాల పరిశోధక సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నియమించబడ్డారు.

మద్రాసులో బాలబాలికల ప్రదర్శనలు

మద్రాసు, ఫిబ్రవరి 20:—

బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, డ్యూక్‌ఆఫ్‌ఎడింబరోలు నేటి సాయంకాలం యిచ్చట ప్రాథమిక పాఠశాలల బాలబాలికల ఆటలను, జానపదనృత్యాలను, ప్రదర్శనలను తిలకించారు. ప్రదర్శనతో 45 వేలమంది బాలబాలికలు పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్ బాధితులకు కాంగ్రెస్ సహాయం

వివిధ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు శ్రీ సంజీవరెడ్డి విజ్ఞాపన

హైదరాబాద్ ఫిబ్రవరి 22:—

మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అల్లర్ల సందర్భంగా బాధితులైనవారికి సహాయం చేయవలసిందిగా అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి విజ్ఞాపన చేశారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యవర్గం ఈ నెల 28 న సమావేశం కానున్నది. మధ్యప్రదేశ్ బాధితుల సహాయార్థం నిధిని వసూలు చేయడానికి మార్గాలను ఈ సమావేశంలో ఆలోచిస్తారు.

కర్నూలు జిల్లాలో రాజకీయ సమావేశం ఏరోజున జరుపవలసిందికూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.

సభ్యుల జాబితాలకు తుదిస్వరూపం యివ్వటం 1961—62 బడ్జెట్టు అంచనాలు — ఖర్చులు ఆలోచించడం, ప్రదేశ్ సివిక్‌బోర్డు నిబంధనలను ఆచరణలో పెట్టాలని ప్రదేశ్ సివిక్‌బోర్డు చేసిన సిఫారసులను చర్చించడం మొదలగునవి ఈ సమావేశంలో జరుగుతాయి.

గూడూరు సిరమిక్ పరిశ్రమ

జాయింటు స్టాకు కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 21:—

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూడూరులోని ప్రభుత్వ సిరమిక్ ఫ్యాక్టరీని అక్కడవున్న గ్లాస్ గ్లాసు పరిశ్రమతో కలిపి ఒక జాయింటు స్టాకు కంపెనీగా ఏర్పాటు చేయాలని నిశ్చయించింది.

గత ఏడాది ఈ పరిశ్రమకు ఒక లక్ష రూపాయలు లాభం వచ్చింది. ఈ ఏడాది 50 వేలు లాభం రాగలదనుకుంటున్నారు.

డాక్టర్ సి. ఆర్. రెడ్డి వర్ధంతి జరపాలని విజ్ఞప్తి

గుంటూరు, ఫిబ్రవరి 21:—

కీ. శే. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి పదవ వర్ధంతి ఈనెల 24 వ తేదీన జరపాలని కవిబ్రహ్మ సాహిత్యమండలి ప్రధాన కార్యదర్శి శ్రీ కొల్లా శ్రీకృష్ణారావు వ్రాస్తున్నారు.

విపణి వీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 22:—

కాటాస్పిల్ ఆర్డినరీ—	రు. 148.50
ఇండియన్ జరిస్—	రు. 25.00
బంగారం (చైత్ర)	రు. 121.00
వెండి చైత్ర—	రు. 205.50
ప్రత్తి జరిలా (ఏప్రిల్)	
వేరుసెనగ (మే)	
ఆముదాలు (మే)	172.50
లిన్‌సీడ్ (మే)	35.34
ప్రత్తివిత్తులు (మే)	90.50

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 22:—

సావరిన్ (విల్లర ధర) 8 గ్రాములు	95.00
ఎస్.ఎం.బంగారంరెడీ 10 గ్రాములు	124.50
మూసాబంగారంరెడీ 10 గ్రాములు	121.75
బార్‌సిల్వర్ రెడీ (కె. జి.)	209.50
చిల్లర 10 గ్రాములు	2.20

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 22:—

వేరుశనగపప్పు	(80 కె. జి. ఎస్. బస్తా
కోరమాండల్	78—78.25
పీనట్సు	75.75—76
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	455.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్రిబన్	
ఎం. ఎస్.	45.50
రాజా ఆరోన్	44.25
వేరుశనగకేకు	26.25

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 22:—

74 కి. గ్రాముల

అక్కుళ్ళు ధాన్యం	రు. 25—90
డి. బి. సన్నలు ,,	26—50
3 మణుగులబస్తా అక్కుళ్ళు బియ్యం	27—05
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	57—50

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	45—00
(మెట్ట) పెసలు	50—00
వల్ల పెసలు పీలాలు	44—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	48—00

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 22:—

మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—75
సావరిన్	96—75
వెండి	242—00
మూసా	2.44

నిడదవోలులో ధాన్యం ధరలు

ఆంధ్రప్రభ విలేఖరి

నిడదవోలు, ఫిబ్రవరి 20:— నిన్న నిడదవోలులో ధాన్యం ధరలు యిలావున్నవి:

స్థానిక ధరలు:

క్రొత్త అక్కుళ్ళు 166 పౌ.బస్తా	రు 25—25
,, కృష్ణకాటుకలు	26—25
,, బంగారు తీగలు	29—00
బియ్యం: ఎగుమతి ధరలు 164 పౌ.	
రైల్వే రసీదుతో — అక్కుళ్ళు	రు 41—00
నుండి	రు 41—50
సన్న కృష్ణకాటుకలు	రు 44—00
బంగారు తీగలు	రు 51—50
ఉప్పుడుబియ్యం — అక్కుళ్ళు	రు 42—00
బసంగి	రు 41—50
నూకలు	రు 27—00 నుండి 29—50
కందులు 200 కుంచములు పుట్టి	రు 280—
జొన్నలు	రు 240— నుండి రు 248వరకు
ధనియాలు	రు 260— నుండి రు 290వరకు
కుంకుళ్ళు	రు 280—
ఉలవలు పుట్టి	రు 305 నుండి 315 వరకు
పెసలు 24 కుం. బస్తా	రు 48 నుండి 50వరకు
మినుములు	రు 45 నుండి 47 వరకు
చింతపండు ఇంపీరియల్ మణుగు	రు 10— ల నుండి రు 24— వరకు
బెల్లం	రు 8— నుండి 10— వరకు

మంగళగిరిలో బ్రహ్మోత్సవాలు

మంగళగిరి, ఫిబ్రవరి 22:—

శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు మార్చి 4 వరకు జరుగును.

మార్చి 5 మొదలు 16 వరకు ఆస్థాన అలంకారోత్సవములు జరుగును. ప్రతినిత్యం సంగీత హరికథాకాలక్షేపములు జరుగును. భక్తులు శ్రీ స్వామివారి మహోత్సవములను దర్శించి సేవించి, ఇహ పర సౌఖ్యముల నందగోరుచున్నామని లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థాన అధికార్లు వ్రాయుచున్నారు.

సత్తెనపల్లి హైస్కూలు పూర్వ విద్యార్థుల వార్షికోత్సవం ఏర్పాటు

సత్తెనపల్లి, ఫిబ్రవరి 16:—

సత్తెనపల్లి శ్రీ శరభయ్యగుప్త హైస్కూల్ పాఠశాల పూర్వవిద్యార్థిసంఘ వార్షికోత్సవం ఈ నెల 26 వ తేదీన జరుపబడును. పూర్వవిద్యార్థులందరూ వివరాలకు పూర్వవిద్యార్థి సంఘం ప్రెసిడెంటు శ్రీ మద్ది ఆదినారాయణగారికి వ్రాయాలని కోరుతున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

ధర్మాదాయ, దేవాదాయ శాఖామంత్రి శ్రీ కె. చంద్రమౌళి ఫిబ్రవరి 24 న బయలుదేరి భద్రాచలం వెడతారు. ఫిబ్రవరి 26 న తిరిగి హైదరాబాద్ వస్తారు.

దీనిని గురించి మా డిస్‌ప్లే అడ్వర్‌టైజ్‌మెంటులో

26—1—61 తేదీ ఆంధ్ర ప్రభలో ప్రకటింపబడిన టెక్స్‌మో మోనోబ్లాకుసెట్సునందు "మాఇతర ప్రొడక్టులు" అనే హెడ్డింగ్ క్రింద 4వ అయిటముగా శ్రీ రామాపంపుల పేరు పొరపాటున అచ్చుపడినది. ఇది "టెక్స్‌మో పంపులు" (2" నుంచి12" వరకు) అని సరిదిద్ది చదువుకొనవలెను.

టెక్స్‌మో ఇండస్ట్రీస్,

ఎం.టి. పి. రోడ్డు, కోయంబత్తూరు—2

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

మీ ఆనందానికి సువాసనగల సెంట్లు 4పెద్ద సైజు కేలండర్లు ప్రచారం నిమిత్తంరు 5—లకే పంపబడును. వివరములకు:

కుబేరా పెర్ఫ్యూమ్స్ వర్క్సు, తణుకు.

వేలము నోటీసు

సోమేశ్వరం పంచాయతీ

1961—62 సం:నకు తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వరం పంచాయితీ సంతమార్కెట్టులో రుసుమువసూలు చేసుకొనుహక్కు, ది 2—3—61 తేదీ ఉదయం 11—00గం:లకు సోమేశ్వరం పంచాయితీ ఆఫీసువద్ద యీక్రింది సంతకము చేసినవారిచే బహిరంగముగా వేలం వేయబడును. పాట షరతులు పంచాయితీ ఆఫీసులో తెలిసికొనవచ్చును.

ఎస్. వీరాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

మలబార్ లిండా టాయిలెట్ సబ్బు

లిండా సబ్బు సువాసన, పుష్కలంగావచ్చే దాని నురుగు మీకు ఒక విధంగా హాయిని కలిగించును. ఇది చాల చౌక. మీకూ మీ కుటుంబానికీ లిండా తగిన సబ్బు.

వెజిటబుల్ సోప్ వర్క్సు, కాలికట్.

SNP-216

ప్రకటన

"సన్ ఫ్లవర్" బ్రాండ్

జే. కే. ఇంజనీర్స్ ఫైల్సుకు సెల్లింగ్ ఏజంట్ల నియామకము

దిగువ ఆయా ప్రాంతములకు క్రింది ఏజంట్ల నియామకమును ప్రకటించుటకు జే. కే. ఇంజనీర్స్ ఫైల్సు సంతోషిస్తున్నారు.

1. మహెక్‌లాల్ అండ్ కంపెనీ.
166 డాక్టర్ దాదాభాయ్ నౌరోజీరోడ్డు బొంబాయి—1.
మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతములకు

2. ప్యారేలాల్ బన్‌సాల్ అండ్ కంపెనీ
సబాన్ బజార్, లూధియానా.
సోనెపట్ మినహా పంజాబ్ ప్రాంతమునకు.

3. బన్సీధర్ గంగాప్రసాద్.
4567 క్లాత్ మార్కెట్, ఢిల్లీ—6,
ఢిల్లీ, సోనెపట్ ప్రాంతమునకు.

4. హిందూస్తాన్ జనరల్ ఏజన్సీస్,
5/16, పాతపోస్టాఫీసురోడ్డు, కోయంబత్తూరు.
మరియు
36 జోసియర్‌వీధి, నుంగంబాకం, మద్రాసు—6.
మద్రాసు కేరళ ప్రాంతములకు

5. దేవ్‌సీ ఆర్. పటేల్.
113 మనోహర్‌దాస్ చౌక్, కలకత్తా—7.
పశ్చిమ బెంగాల్ ప్రాంతమునకు

జే. కే. ఇంజనీర్స్ ఫైల్సు,

పి. ఓ. బాక్సు నం. 1, థానా (మహారాష్ట్ర)

టెలిఫోనులు:— ఫ్యాక్టరీ: 64/1042, ఆఫీసు: 263931—5.

టెలిగ్రాం: ఆఫీసు: 'RAYOLAGRAM' Bombay

ఫ్యాక్టరీ: 'JAYKAY' Thana

మచిలీపట్నం మునిసిపాలిటీ

1961-62 సంవత్సరం టెండరు నోటీసు

1961—62 సం.మునకు అచ్చువనికి మరియు యీ క్రింద పుదహరించినవి సరఫరా చేయుటకు గాను 1961—62 సం. మునకు గాను టెండరు అని పైన వ్రాయబడి సీలు వేయబడిన టెండరులు శ్రీ కమీషనరుగారిచే గాని వారిచే యిరదులకై అధికారము యివ్వబడిన వారిచేగాని ది. 6—3—1961 వ తేదీ సాయంత్రము 3 గంటలవరకు అందుకొని, ఆ దినముననే సాయంత్రము 3—30 గంటలకు ఆ సమయమునకు హాజరులోనున్న టెండరుదారుల ఎదుట తెరువబడును. ప్రతి టెండరు వారి ఎదుట పుదహరించిన మొత్తము ధరావతుతో చేర్చి పంపవలెను. టెండరు దాఖలు చేయుటకుగల సాధారణ షరతులు, ప్రత్యేక షరతులు తగు తపాలబిళ్ల అంటించిన కవరుతో మునిసిపల్ ఖజానాలో రూ. 0.25 లు చెల్లించి వ్రాతపూర్వకముగా అడిగి పొందవచ్చును.

వ.నెం.	పనిలేక సరఫరా తప్సీళ్లు.	ధరావతు.
1.	అచ్చుపని.	రూ. 50.
2.	స్టేషనరీ సామానుల సరఫరా.	రూ. 100.
3.	టైపురైటింగు సామానుల సరఫరా	రూ. 100.
4.	సిరా సరఫరా.	రూ. 10.
5.	ఫినాయిల్‌మందు సరఫరా.	రూ. 30.
6.	సాధారణ దీపములకు కావలసిన పరికరముల సరఫరా.	రూ. 50.
7.	లాంతరుల మరమ్మతు.	రూ. 25.
8.	కిరసనాయిలు సరఫరా.	రూ. 100.
9.	కన్సర్వెన్సీ సామానులు అంటే పై తేరియా సామానులసరఫరా.	రూ. 300.
10.	టీకాలు వేయుటకు గాను కావలసిన సామానులు సరఫరా.	రూ. 50.
11.	ఆహారములు సాంపిల్సు తీసుకొనుటకు కావలసిన సామానులు సరఫరా.	రూ. 25.
12.	కన్సర్వెన్సీ డిపో నందలి గొడ్లకు కావలసినమేత సరఫరా. 1. ఉలవలు రూ. 200, 2. తెలగపిండి రూ. 100. 3. తవుడు రూ. 200. 4. ఉప్పు 10. రూ. 5. మినరల్ మిక్చర్ రూ. 25.	
13.	కాటిల్ డిపోకు కావలసిన సామానులు సరఫరా.	రూ. 200.
14.	మాతాశిశు సంరక్షణాలయమునకు కావలసినసామానులు సరఫరా.	రూ. 25.
15.	ప్రజారోగ్యశాఖ లారీలకు, ట్రాక్టర్లకుపయోగించుసామానులు సరఫరా.	రూ. 100
16.	క్లోరినేషనింగు శాఖకు వ్రాయుంగు పరికరముల సరఫరా.	రూ. 25.
17.	పబ్లిక్ వర్క్సుకు వాటరు వర్క్సుకు కావలసిన సామానులుసరఫరా.	రూ. 200.

(సం.) ఎస్. ఎమ్. ముర్తుజ.

కమీషనరు.

మద్రాసు మూర్‌మార్కెట్టు వెనుక ఎస్. ఐ. ఏ. ఏ గ్రౌండ్సులో 24-2-61 శుక్రవారం సా॥ 6-30 గం.లకు

గొప్ప ప్రారంభం

హోంశాఖామంత్రి గా॥ శ్రీ ఎం. భక్తవత్సలం బి. ఏ., బి. ఎల్., ఆదరణ క్రింద

ప్రారంభదినమున, తరువాత ప్రతిరోజు 2 ఆటలు సా. 6-30. రా. 9-30 గం.కు

ప్రతి శని, ఆదివారములు, శలవు రోజుల్లో 3 ఆటలు.

మ. 3. సా. 6-30. రా. 9-30 గ.లకు.

ఇదివరకు ఎప్పుడూ చూడని బ్రహ్మాండమైన సర్కసు!

ఇదివరకు ఎప్పుడూ వినియుండనిది!

సాహస కృత్యములు - శరీరం గగుర్పాటు కలిగించే ఫీట్లు - తమాషాలు.

గ్రేట్ ఈస్టరన్ సర్కస్ ఆఫ్ 1961

సింగపూర్ హాంగుకాంగు, టోకియోలకు వెళ్ళుతూ, మధ్య మద్రాసులో ప్రదర్శనం.

- 300 మంది సాటిలేని భారతీయ యువకులు, యువతులు, పేరొందిన రష్యన్ సర్కస్‌ఫీట్లు, అంకా అనేక యితర రకాల ఫీట్లు, చేయుదురు.
- సుశిక్షితములైన అనేక అడవి జంతువులు, చేసే పనులు చూచితీరవలెను.
- ఉన్నతమైన చివర బాలెన్సుమీద ఒక బాలిక ఫీట్లు చేయుటం చూడండి.
- నృత్యగోళము, రష్యన్ నృత్యాలు, ఇంకను సర్కస్ కళానైపుణ్యమును చూపించే అనేక ఫీట్లు.
- అన్నింటికంటె విచిత్రమయినది ఆల్ ఏషియా వెయిట్ లిఫ్టింగు చాంపియన్‌చే నోటిపండ్లతో ట్రక్కును లాగటం, అతని రొమ్ము మీదినుండి ఏనుగు దాటటం, చూడదగినది.

రేట్లు:

బాక్సు (5గురు)	రు 20-00	1 వ తరగతి	రు 2-25
బాక్సు (సింగిల్‌సీటు)	రు 4-50	2 వ తరగతి	రు 1-25
డ్రెస్ సర్కిల్	రు 3-25	గ్యాలరీ	రు 0-65 న పై.

సర్కస్‌వద్ద ప్రతిరోజు ఉ. 9 గం. రా 7 గం మధ్య రు. 20, (5 గురి బాక్సు), టిక్కెట్లు, రు. 4—50, రు. 3—25, రు. 2—25,టిక్కెట్లకు మాత్రము ముందుగా బుకింగు కలదు.

ఫోన్ నెం. 5427.

గమనించండి: రాత్రి ఆట అయిపోయిన తరువాత బస్సులు లభించును.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

"ఆంధ్రప్రభ" చందా వివరాలు

అధికార నియుక్తులయిన ఏజంటుల ద్వారా ప్రదేశాలలో రూ. న.		పోస్టుద్వారా రూ. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808468

ANDHRA PRABHA, VIJAYAWADA.

పుట్టుకురుపు—కొత్త చికిత్స

కేంబ్రిడ్జి (మెసాచుసెట్స్), ఫిబ్రవరి 23:— మెదడులో పుట్టే పుట్టుకురుపు చికిత్సకు అణుశక్తి రియాక్టర్‌నుంచి లభ్యమయే రేడియో ధార్మికశక్తి విని యోగించబడుతున్నట్టు ఇద్దరు అమెరికన్ శాస్త్రజ్ఞులు నిన్న రాత్రి ఇక్కడ వివరించేశారు. మొదట ఈ కురుపునకు సంబంధించిన దుర్మాంసపు కండలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించి, 'బోరాన్' అనే పదార్థాన్ని రోగి 'శిర'లలోనికి ఎక్కిస్తారనీ, పిమ్మట రియాక్టర్ నుంచి 'న్యూట్రాన్' లను రోగి మెదడులోనికి ప్రసరింపజేయగా బోరాన్‌నుంచి వెలువడే 'ఆల్ఫా' కణాలు, మిగిలిపోయిన పుండు భాగాలను పూర్తిగా నిర్మూలించగలవని వీరు వివరించారు.

సంపుటి: 26 సంచిక: 53 ★ విజయవాడ 24-2-1961 శుక్రవారం ★ 8 పేజీలు వెల: 7 నయాపైసలు

సహకార ఉమ్మడివ్యవసాయం రైతుల భూమిహక్కు తొలగించదు

అధ్యక్షుని ప్రసంగంపై లోకసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ శ్రీ నెహ్రూ స్పష్టీకరణ

ఊరేగింపుపై లాఠీ ప్రయోగం

విచారణ జరపగలనని హోంమంత్రి హామీ

హైదరాబాదు, ఫిబ్రవరి 23:— లుముంబా హత్యపట్ల నిరసనగ జరిపిన ఊరేగింపుపై ఈనెల 17 వ తేదీని హైదరాబాద్‌లో పోలీసులు లాఠీచార్జీ చేశారన్న ఆరోపణపై తాము విచారణ జరపగలననీ, అవసరమైన చర్యలు తీసికొనగలననీ హోంమంత్రి శ్రీ ఎం. నరసింగరావు నేడు శాసనసభలో హామీ ఇచ్చారు.

శ్రీ జి. యల్లమందారెడ్డి, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రతిపాదించిన విరామతీర్మానంపై ప్రసంగిస్తూ ఆయన పై వాగ్దానం చేశారు.

మంత్రి వాగ్దానందృష్ట్యా విరామతీర్మానం ఉపసంహరించబడింది.

కాంగో మొదటి ప్రధాని లుముంబాహత్యపట్ల నిరసన తెలుపుతూ శుక్రవారం ఊరేగింపు జరుగుతుండగా అమెరికా సమాచార గ్రంథాలయానికి ఎదురుగుండా ఊరేగింపుదార్లపై పోలీసులు లాఠీ ప్రయోగం చేయలేదని హోంమంత్రి శ్రీ యం. నరసింగరావు ఇవాళ శాసనసభలో ప్రకటించారు.

ఈ విషయమై ప్రతిపక్ష సభ్యుడు ప్రవేశపెట్టదలచిన వాయిదా తీర్మానాన్ని ప్రసంగిస్తూ పోలీసులు సమూహాన్ని వెనుకకు తోశారని, కార్యకలాపం సక్రమంగా నడవడానికి ఈ చర్య తీసుకొన్నారనీ హోంమంత్రి చెప్పారు.

ఈ ప్రతిపాదనను హోంమంత్రి ప్రతిఘటించిందగా సభాపతి శ్రీ కాశేశ్వరరావు కలుగజేసుకుని ఈ ప్రతిపాదన అమోదించాలని ఎంతమంది సభ్యులు కోరుతున్నారో వారి స్థానాలలో నిలబడవలసిందిగా కోరారు. ఇరవైమంది సభ్యులు నిలబడ్డారు.

లాఠీప్రయోగం కొంతమంది శాసనసభ్యులపై జరిగిందా చేశారని ఆరోపింపబడిందని, ఈ విషయం తీవ్రమైనదనీ, దీనిని సభ్యులు ఇవాళ మధ్యాహ్నం 12—30, 1—30 గంటలమధ్య చర్చించవచ్చునని సభాపతి ప్రకటించారు.

కమ్యూనిస్టు ప్రతిపక్ష ఉపనాయకుడు శ్రీ యెల్లమందారెడ్డి మాట్లాడుతూ 144 వ సెక్షను ఆ ప్రాంతంలో అమలుపరచలే దన్నారు. ఊరేగింపు ఆయా మార్గాలవెంట వెడుతుందని ముందుగా పోలీసు కమిషనరుకు ఊరేగింపుదార్లు తెలియజేశారని చెప్పారు.

తీర్మానంపై మాట్లాడ వలసిందిగా సభాపతి శ్రీ యెల్లమందారెడ్డిని కోరారు.

పాట్రిస్ లుముంబా హత్య దారుణమైనదనీ, ఈవిషయంలో భేదాభిప్రాయాలు లేవనీ, నిరసన ప్రకటిస్తూ ఊరేగింపు జరిపారనీ, మిత్రరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బొమ్మను అమెరికా సమాచార గ్రంథాలయం ముందు తగలబెట్టడానికి ప్రారంభించారనీ, వెంటనే ఏకారణం లేకుండానే పోలీసులు లాఠీప్రయోగం చేశారనీ, శాసన మండలిలో ప్రతిపక్ష ఉపనాయకుడు శ్రీ కొల్లా వెంకయ్యకు, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యకు లాఠీప్రయోగంలో దెబ్బలు తగిలాయనీ, శ్రీ యెల్లమందారెడ్డి వివరించారు. బొంబాయిలో

[మిగతా 3 వ పేజీలో]

బాబూజీ



"మీకు అస్వస్థతకలిగితే నేను సెలవు తీసుకోవాలి! నాకు సుస్తీ చేసినా నేను సెలవు తీసుకోవాలి! పిల్లలకు సుస్తీచేసినపుడుకూడా నన్ను సెలవు తీసుకోమంటారు! అయితే, ఇంతకీ నాకు ఎన్నిరోజులు సెలవు తీసుకునేందుకు వీలుంటుందను కున్నారు?"

"రైతు" పై ఆచార్యరంగా దృష్టి హేతువిరుద్ధమైనదని వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— నాగపూర్ తీర్మానాలను కాంగ్రెస్ విస్మరించలేదు. వాటిని అమలు చేసే విషయంపైనే కృషిచేస్తున్నది. ఈ తీర్మానాలకు ఒక స్వరూపం ఇవ్వడానికి మనం మానసికంగా మాత్రమే కాదు, ఆచరణాత్మకంగాకూడా కృషి చేస్తున్నాము అని ప్రధాని నెహ్రూ నేడు లోకసభలో ప్రెసిడెంటు ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ ప్రకటించారు.

ప్రధాని తన సమాధానంలో ఇంకా ఇలా అన్నారు:

"దేశంలో సహకారోద్యమం నానాటికీ పెంపొందుతున్నది. సహకార వ్యవసాయం ద్వివిధమైనది. సహకార వ్యవసాయంలో సేవా సహకార సంఘాలది ఒక భాగం. ఉమ్మడి వ్యవసాయం మరొక భాగం. ప్రభుత్వం ఈ రెండింటికీ కూడా ప్రాధాన్య మిస్తున్నది. ఈ రెండు రూపాలలోను సహకారం తగినంతవేగంగా అభివృద్ధిచెందడం లేదన్నమాట వాస్తవమే. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్ని నంటే, సహకార రంగాభివృద్ధి అంటే ఒక్క ప్రజల సుహృద్భావాన్ని చూరగొనడం మాత్రమే కాదు. ప్రజలు సహకార పథకాలను అమలు చేయడంలో సుశిక్షితులుకూడా కావాలి. క్రమక్రమంగా ప్రజలను ఆ స్థాయికి మనం తీసుకు రావాలి.

ఉమ్మడి వ్యవసాయం స్వరూపాన్ని మనం అపార్థం చేసుకోరాదు. ఉమ్మడి వ్యవసాయం భూమిపై భూమందారుల హక్కులను తొలగిస్తుందని మనం అనుకోరాదు. ఉమ్మడివ్యవసాయంలో భూమిపై భూమందు హక్కులు యథాతథంగానే ఉంటవి. వ్యవసాయికరంగంలో దేశం సక్రమపద్ధతిలో పయనిస్తున్నదని నేను భావిస్తున్నాను. ఈనాడు మనదేశంఅనేక కారణాలవల్ల ఆహారధాన్యాలకొరకు ఇతరదేశాలపై ఆధారపడిఉండవచ్చు. కాని అచిరకాలంలోనే మనదేశం ఆహారవిషయంలో స్వయం సమృద్ధిని సాధించగలదని నేను విశ్వసిస్తున్నాను.

వ్యవసాయరంగంలో అనేక ఘనవిజయాలు సాధించిన దేశంగా భావింపబడుతున్న చైనాకూడా ఈనాడు ఘోరమైనక్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నది.

ఆచార్యరంగా వైఖరిపై విమర్శ

"ఏ విషయాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడైనా, కొన్ని వాస్తవ విషయాలను మనం త్రోసివేయలేము. వాస్తవదూరమైన విమర్శ అభివృద్ధికి దోహదం చేయదు కూడా. వ్యవసాయరంగాన్ని ఆధునాతనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆధునిక పద్ధతులలో ఆధునికపరికరాలతో వ్యవసాయరంగాన్ని అభివృద్ధిపరచాలి. కాని, రైతునుగురించి ఆచార్య రంగాభావమే వేరుగా ఉంది. ఆయన దృష్టిలో, రైతు పూర్తిగా ఆత్మసంతృప్తిగల వ్యక్తి. లోకానికి దూరంగా విజ్ఞానంతో నిమిత్తంలేకుండా నివసించగలవాడు. ఈ విధంగా రైతాంగం అభివృద్ధి చెందలేదు.

సోవియెట్ ఉపప్రధాని కలకత్తా ప్రయాణం

ఢిల్లీ, ఫిబ్రవరి 23:— సోవియెట్ ఉపప్రధాని శ్రీ ఎ. ఎన్. కోసిగిన్ రాజధానిలో తన పర్యటన ముగించుకుని ఇవాళ కలకత్తాకు బయలుదేరి వెళ్ళారు.

గుంటూరు జిల్లా బస్సురూట్ల జాతీయకరణ

2,3 నంబర్ల పథకాల అమలును నిలుపుచేస్తూ హైకోర్టు స్టే ఆర్డరు

హైదరాబాద్, ఫిబ్రవరి 23:— గుంటూరుజిల్లాలో బస్సు రవాణాజాతీయకరణకు సంబంధించిన రెండు, మూడు నంబర్ల పథకాల అమలును నిలుపుచేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ షరుఫుద్దీన్ ఒక స్టే ఆర్డరును ఇచ్చారు.

ఫిబ్రవరి 13 న హైకోర్టు డివిజన్ బెంచి న్యాయమూర్తులు ఇచ్చిన నిర్ణయానుసారం గుంటూరు జిల్లాలో బస్సుజాతీయకరణకు సంబంధించిన రెండు, మూడు నంబర్ల పథకాల అమలును వాయిదా వేయడం వాంఛనీయమని తాను భావిస్తున్నట్టు న్యాయమూర్తి తన ఉత్తరువులో పేర్కొన్నారు.

హోంమంత్రి పంత్ ఆరోగ్యస్థితి ఆందోళనకరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— నేటిరాత్రి భారత హోంమంత్రి ఆరోగ్యపరిస్థితి తీవ్రాందోళనకరమైంది. నేటిఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఆరోగ్యంలో ఆశావహమైన సూచనలు కానవచ్చాయి. సాయంత్రం విడుదల చేయబడిన చికిత్సా నివేదికలో డాక్టర్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి అనిశ్చితంగానే వున్నదనీ, మరికొన్ని రోజులవరకు ఈవిధంగానే వుండవచ్చుననీ పేర్కొన్నారు. కాగా, నేటి అర్ధరాత్రికి కొలదివుముందుగా భారత హోంమంత్రి పండిట్ పంత్‌ను పరీక్షించిన డాక్టర్లు తాము జారీచేసిన చికిత్సా నివేదికలో ఇలా పేర్కొన్నారు:

"నేటి సాయంత్రం తరువాత పంత్‌జీ ఆరోగ్య పరిస్థితి మరొకసారి విషమించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న చికిత్సా విధానంవలన ఈ విషమ పరిస్థితి తొలగగలదని ఆశిస్తున్నాము.

"శ్రీ పంత్, ఈ జబ్బువలన కలిగిన బాధను భరించగలుగుతూ వున్నారు."

ఈ చికిత్సా నివేదికపైన డా. పి. సి. ధండా, కర్నల్ యం. యస్. రావులు సంతకం చేశారు.

తొలి వార్తలు

కలకత్తానుండి గతరాత్రి హుటాహుటిని విమానంలో ప్రత్యేకంగా ఒక మందును తెప్పించి డాక్టర్ బి. సి. రాయ్ హోంమంత్రికి ఉదయమే వాడారు. ఆతరువాత పరిస్థితి కొంత మెరుగయింది.

శరీరం కుడిపార్శ్వానికి పక్షవాతం వచ్చిందని వైద్యులు చెపుతున్నారు. మెదడులో రక్తప్రసారానికి తీవ్రంగా అవరోధం ఏర్పడింది.

రాత్రి అంతటా పండిట్ పంత్ దేహస్థితి సంతృప్తికరంగా ఉందని, ఉదయం వైద్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రకటనపై డాక్టర్ బి. సి. రాయ్, డాక్టర్ పి. సి. ధండా, కర్నల్ యమ్. యస్. రావు, డాక్టర్ పి. దీప్ కలరు.

ప్రకటన అనంతరం డాక్టర్ బి. సి. రాయ్ కలకత్తాకు వెళ్ళిపోయారు.

నేటి ఉదయమే ప్రధాని నెహ్రూ, ప్రెసిడెంట్ ప్రసాద్, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పండిట్ పంత్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

హోం మంత్రి యింటికి వెళ్లినవారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రభాను గుప్త, కాశ్మీర్ ప్రధాని బక్షి గులాం మహమ్మద్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ కూడా కలరు.

శ్రీ పంత్ ఆరోగ్యానికై ప్రజల ప్రార్థనలు

బులందషార్, ఫిబ్రవరి 23:— హోంమంత్రి పండిట్‌పంత్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించవలసిందని ఇక్కడ వేలాది ప్రజలు దేవాలయాలలోనూ మసీదులలోనూ చర్చీలలోనూ నేడు ప్రార్థనలు జరిపారు.

నేడిక్కడ జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో మేజిస్ట్రేట్ శ్రీ బి. డి. సేట్ ప్రార్థనలు జరిపించారు. అనంతరం రెండు నిమిషాలపాటు సభ్యులంతా మౌనంగా ప్రార్థన జరిపారు.

ఆంధ్రలో చిన్న పరిశ్రమల "కోక్" అవసరాలు

తీర్చేందుకు అసన్‌సోల్‌నుంచి ప్రతినెల దిగుమతికి కోల్ కంట్రోలర్ హామీ

హైదరాబాద్, ఫిబ్రవరి 23:— ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపరిశ్రమల అవసరాలు తీర్చేందుకుగాను ప్రతినెలా ఒక "బ్లాక్‌రేక్" కోక్‌ను అసన్‌సోల్‌నుంచి పంపడానికి ఏర్పాటు చేస్తామని భారత కోల్ కంట్రోలరర్ శ్రీ ఏ. జమాన్ నేడు ఇక్కడ హామీ ఇచ్చారు.

ఈరాష్ట్రంలోని కోక్ అవసరాలన్నిటినీ బీహార్, బెంగాల్‌లలోని బొగ్గుగనులనుండి దిగుమతి చేయుటంద్వారా తీర్చాలని తనకు ఈరాష్ట్రం నుంచి విజ్ఞప్తులుచేయబడినాయని ఆయన అన్నారు.

పరిస్థితిలో అభివృద్ధికరమైన మార్పువచ్చేంతవరకు చిన్నపరిశ్రమల పారిశ్రామికదారుల ఇబ్బందులు తొలగించడానికి ఆయన పైన వివరించిన విధంగా ప్రతినెలా ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఇవ్వాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ వర్తక వాణిజ్యమండలి సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన పైవిధంగా చెప్పారు.

తాజా వార్తలు

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 23:— రష్యానుంచి విమానాలు కొనుగోలుచేసే విషయమై సంప్రదింపులను జరిపేందుకు ఒక ఉన్నతాధికారులుగల భారత రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధివర్గం నేడు మాస్కో బయలుదేరి వెళ్ళింది.

ఈ ప్రతినిధివర్గంలో శ్రీ ఆర్. పి. సారథి, శ్రీ జయశంకర్ వున్నారు.

* * *

రంగూన్, ఫిబ్రవరి 23:— లావోస్ సమస్యా పరిష్కారానికి తటస్థరాజ్యాల కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ఒకటి అమెరికా నుంచి బర్మా ప్రభుత్వానికి చేరిందని రంగూన్‌లోని అధికారవర్గాల ద్వారా నేడు తెలియవచ్చింది.

ఈ ప్రతిపాదనను బర్మా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. దీనిని బర్మా ప్రభుత్వం ఆమోదించేదీ, లేనిదీ ఈ వర్గాలవారు సూచించలేకుండా వున్నారు.

ఈ ప్రతిపాదనకు లావోస్‌లోని ఏ ఒక్క రాజకీయ వర్గం ప్రతికూలంగావున్నా బర్మాకు ఆమోదకరం కాకపోవచ్చుననీ, లావోస్ తటస్థ నాయకుడైన సౌవన్నఫౌమా ప్రభుత్వంలో లేకపోయినా, ఈ ప్రతిపాదనను ఆయన ఆమోదించక పోయినా దానికి విలువ వుండదని ఇక్కడ రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు.

లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 23:— ఉత్తర కాసై రాష్ట్రంలోని లులావా కొండజాతియులు దక్షిణ కాసైలో శ్రీ ఆల్బర్ట్ కలోంజీ నాయకత్వంక్రిందగల బాలుబా జాతియులపై యుద్ధం ప్రకటించారనీ, దీనితో అక్కడ మిత్రరాజ్యసమితి మరొక విషమ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిందనీ నేడు ఇక్కడ తెలుస్తున్నది.

దక్షిణాదికి ఓడలపై బొగ్గు రవాణా

హైదరాబాదులో భారత బొగ్గు కంట్రోలర్ శ్రీ జమాన్ వివరణ

హైదరాబాదు, ఫిబ్రవరి 23:— దేశంలో ప్రస్తుతం బొగ్గు రవాణాలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకుగాను, బొగ్గును ఇదివరలోవలె స్టీమర్లపై జలమార్గాన రవాణా చేయాలని భారత బొగ్గు కంట్రోలర్ శ్రీ ఏ. జమాన్ నేడు ఇక్కడ సూచించారు.

భారతప్రభుత్వం ఇప్పటికిప్పుడే ప్రతినెలా 25 ఓడలపైన దక్షిణాదికి బొగ్గును రవాణా చేసేందుకు కార్యక్రమం సిద్ధంచేసిందనీ అందులో 14 ఓడలు దక్షిణరైల్వే అధికారులు, మిగిలినవి పారిశ్రామికదారులు ఏర్పాటుచేసుకున్నారని కూడా ఆయన అన్నారు.

బొగ్గు రవాణా చేసేందుకు విదేశ ఓడలను వినియోగించుకొనేందుకుకూడా ప్రభుత్వం సమ్మతిస్తుందని ఆయన అన్నారు.

ఇది భారతప్రభుత్వం చేస్తున్న గొప్ప సదుపాయమనీ, దీనిని ముఖ్యంగా దక్షిణభారతంలోను, పశ్చిమతీరప్రాంతంలోనుగల పారిశ్రామికులు పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు.

రవాణాలో ఏర్పడిన చిక్కువలననే బొగ్గు సరఫరాలో ఆటంకం ఏర్పడిందని ఆయనఅన్నారు.

1961 లో రోజుకు 7,800 వ్యాగన్లు అవసరంకాగా, రైల్వేలు రోజుకు 6,000 వ్యాగన్లుమాత్రమే ఇవ్వకలుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ 1,800 వ్యాగన్ల కొరత దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోనియెడల ప్రస్తుత గడ్డుపరిస్థితే కొనసాగుతుందని ఆయన అన్నారు.

ద్వితీయ ప్రణాళికలోని 6 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరకపోవటానికి కారణం రవాణాలో ఏర్పడిన ఇబ్బందులేనని ఆయన అన్నారు.

గత రెండు సంవత్సరాలుగా, ఎప్పుడు వ్యాగన్లు అవసరమో అప్పుడు లభించటంలేదని, ఇది తన

(మిగతా 8 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

స్వానుభవమనీ ఆయన అన్నారు. గనులలో ఉత్పత్తి తగ్గిపోయిందనీ, ఏగనులవద్దను బొగ్గు ఎగుమతి కాకుండా నిలిచిపోవటాన్ని గనులవారు అంగీకరించటంలేదనీ కూడా ఆయన అన్నారు.

ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి 5 కోట్ల 20 లక్షల టన్నులుకాగా, రైల్వేలు 4 కోట్ల 46 లక్షలటన్నులు మాత్రమే రవాణాచేయకలుగుతున్నాయని శ్రీ జమాన్ అన్నారు. అందుచేత ప్రస్తుత బొగ్గుకొరత ఉత్పత్తి తగ్గినందువలన ఏర్పడినదికాదని స్పష్ట పడగలదని ఆయన అన్నారు.

తృతీయ ప్రణాళికా ఉత్పత్తి లక్ష్యాలను చేరగలమని శ్రీ జమాన్ తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ద్వితీయ ప్రణాళిక లక్ష్యాలను చేరకపోవటానికి, గనులలో అత్యధికమైన లోతునుండి త్రవ్వవలసియుండటంలోగల ఇబ్బందికూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.

సర్వవిధములైన రవాణా సౌకర్యములను వినియోగించుకొని ప్రస్తుత గడ్డుపరిస్థితిని అధిగమించుటలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ వర్తక వాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీ పి. యల్. భండారీ స్వాగతం చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కువ భూమి తనఖా బ్యాంకులు

ప్రతి తాలూకాలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీ చంద్రమౌళి వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 23:— రాష్ట్రంలో ప్రభుత్వం ఇంక చాల భూమితనఖా బ్యాంకులను స్థాపించగలదనీ, కొంతకాలమయ్యేసరికి అలాంటి బ్యాంకులేని తాలూకా ముఖ్యపట్టణం ఉండబోదని సహకారమంత్రి శ్రీచంద్రమౌళి నేడు శాసనసభలో చెప్పారు.

ఇకముందు అప్పులు మూడు మాసాలలోగా ఇచ్చివేయబడగలవని కూడ ఆయన ప్రకటించారు.

శ్రీ చంద్రమౌళి తాను ప్రతిపాదించిన తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. మంత్రి ప్రతిపాదించిన తీర్మానం ఇలా ఉన్నది:

"ఆంధ్ర సహకార కేంద్ర భూమితనఖా బ్యాంకు డిబెంచర్లపై రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీని రు 10 కోట్ల వరకు పెంచవచ్చునని ఈ శాసనసభ సిఫారసు చేస్తున్నది. ఈ డిబెంచర్ల కాలపరిమితి జారీచేసిన నాటినుంచి 25 సంవత్సరాలకు మించరాదు. దీనిపై వడ్డీ సంవత్సరానికి 5 శాతానికి మించరాదు.''

కొద్ది చర్చ అనంతరం సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

ఆర్థికంగా వీలైనప్పుడు వడ్డీ రేటును 5 శాతంనుంచి 4 శాతానికి తగ్గించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రస్తుతం మాత్రం తగ్గింపు సాధ్యంకాదని శ్రీ చంద్రమౌళి చెప్పారు. సహకార సంఘాలు, ధనవంతులు తమ ధనాన్ని సహకార బ్యాంకులలోనే వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వంవద్ద ఉన్న ధనం కొద్దిఅనీ, అప్పులు కోరే రైతులు చాలమంది ఉన్నారనీ, అందుచేత అందరకు అప్పులివ్వటం కొంత కష్టమవుతున్నదని, ఆర్థికవసతి ఏర్పడగానే పరిస్థితి మెరుగు కాగలదని మంత్రి చెప్పారు.

అంతకుముందు శ్రీ ప్రగడ కోటయ్య మాట్లాడుతూ సహకారసంఘాలలో కొంత నిర్బంధంఉన్నదనీ, దానిని తొలగించాలనీ అన్నారు.

స్టేట్ సహకార భూమితనఖా బ్యాంకు అధ్యక్షుడు శ్రీ వి. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో అప్పులు అందటం లేదనీ, డబ్బు మార్కెట్ చాల కటకటగా ఉన్నదనీ అన్నారు.

స్వతంత్రపార్టీ సభ్యుడు శ్రీ పి. రాజగోపాలనాయుడు ప్రసంగిస్తూ రైతులను వడ్డీ వ్యాపారులనుంచి కాపాడాలనీ, తక్కువ వడ్డీకి వారికి అప్పులియ్యాలనీ కోరారు.

అప్పులిచ్చే పద్ధతిని సరళంచేయాలనీ, ఆలా చేస్తే ఆలస్యం తగ్గిపోతుందని శ్రీ రొక్కం లక్ష్మీనరసింహందొర (కాంగ్రెసు) అన్నారు. గ్రామాల ఋణగ్రస్తస్థితిని సర్వేచేయించాలనీ, ప్రస్తుతం భూమితనఖా బ్యాంకులు పనిచేయని తాలూకా లన్నిటిలో వెంటనే వాటిని స్థాపించాలని కూడ ఆయన సూచించారు.

కొంతమంది రైతులకు ఎక్కువ అప్పుం లభిస్తుండగా కొంతమందికి అసలు లభించటమే లేదని స్వతంత్రపార్టీ సభ్యుడు శ్రీ వాగినేని వెంకయ్య అన్నారు. తనఖా బ్యాంకుల విధానాలు మారనిదే రైతులకు వాటివలన లాభం చేకూరదనీ, సరిగా నడవని బ్యాంకులను మూసివేయాలని కూడ ఆయన అన్నారు.

సకాలంలో అప్పులియ్యకుండా ఉండటానికి ఎన్నో అభ్యంతరాలు లేవదీస్తుంటారనీ, నిజానికి అవి సరైన అభ్యంతరాలు కావనీ శ్రీ బసవపున్నయ్య (స్వతంత్ర) అన్నారు.

5 శాతం వడ్డీని 4 శాతానికి తగ్గించాలని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య (స్వతంత్ర) ఒక సవరణ ప్రతిపాదించారు. సవరణవీగి పోయింది.

అప్పులు త్వరగా అందాలనీ, అప్పులిచ్చే విధానాన్ని సరళం చేయాలనీ శ్రీ ఎన్. లక్ష్మణదాసు (కాంగ్రెసు) కోరారు.

అమ్మకం పన్నుకు బదులు ఎక్సైజ్ పన్ను

కొన్ని వస్తువులకేనని ఆర్థిక మంత్రి రాష్ట్ర శాసనసభలో ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 23:— అన్ని వస్తువులపై రాష్ట్ర అమ్మకపు పన్నుకు బదులు కేంద్ర ఎక్సైజ్ పన్ను విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని ఆర్థిక మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి శాసనసభలో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలియజేశారు.

ఏవో కొన్ని ప్రత్యేక వస్తువులపై కేంద్రం, అమ్మకపు పన్నుకు మారుగా, ఎక్సైజ్‌పన్ను విధించవచ్చునే గాని, అన్ని వస్తువులపై విధించడానికి వీలులేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిందని ఆర్థికమంత్రి చెప్పారు.

మహారాష్ట్రంతో సహా ఇతర రాష్ట్రాలుకూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయన్నారు.

కొన్ని వస్తువులపై అదనపు ఎక్సైజ్‌పన్ను అమ్మకపు పన్నుకు మారుగా, విధించే విషయాన్ని పరిశీలించేందుకు కొంతకాలం క్రిందట డాక్టర్ బి. సి. రాయ్ అధ్యక్షతను ఒక తాత్కాలికసంఘాన్ని నియమించారనీ, ఈ సంఘంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులనీ అంతకుముంద శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

కొన్ని అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, అమ్మకపు పన్నుకు బదులు అదనపు ఎక్సైజ్ పన్ను పట్టువస్త్రంపై విధించాలని సంఘం సిఫారసు చేసిందనీ, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందనీ శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు. పట్టు వస్త్రంపై అమ్మకపు పన్నువలన ప్రభుత్వానికి స్వల్ప ఆదాయం వస్తున్న దన్నారు.

నూలు వస్త్రంపైన కేంద్రం ఎక్సైజ్ పన్ను విధించడంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందా అని శ్రీ ప్రగడ కోటయ్య ప్రశ్నించారు.

రాష్ట్ర ఆదాయం పెరిగిందో, తరిగిందో చెప్పడం అసాధ్యమనీ, పెరుగుదల, తరుగుదలలు మార్కెట్ పరిస్థితిపై ఆధారపడి ఉంటాయనీ శ్రీ బ్రహ్మానందరెడ్డి సమాధాన మిచ్చారు.

సొగసుగా కనపడండి...
సొగసుదనమును అనుభవించండి...
సొగసుగా ఉండండి... మీరు ఎంచుకొందుకు వీలుగా మొరార్జీ కంపెనీ వివిధ రకముల మరియు రంగుల బట్టలను అందచేస్తోంది. వీటితో మీరు అన్ని సమయములలోను సొగసుగా ఉండటమే కాకుండా ఆ అనుభవమును కూడ పొందగలరు.

మొరార్జీ మిల్స్ బొంబాయి 12

మిల్లు ఆవరణల్లోనున్న వ్యాపారుల అమ్మకపు దుకాణములు దర్శించండి

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

శ్రీ కృష్ణవర్ధనరావు కర్మాదికాలు

ఫిబ్రవరి 16వ తేదీన పిడుగురాళ్ళవద్ద కారు ప్రమాదములో మరణించిన నా కుమారుడు కృష్ణవర్ధనరావు పెదకర్మ ఫిబ్రవరి 26వ తేదీన గుండుమెడ గ్రామములో జరుగుతుందని మా బంధు మిత్రులకు తెలియ జేయుడమైనది.

అనుమోలు వెంకటప్పయ్య.

నోటీసు

దరిశి బ్లాకు పంచాయతీ సమితి కార్యాలయము

నెల్లూరు జిల్లా దర్శి తాలూకా దర్శి పంచాయతీ సమితి పీరియాలోని యింజనీరింగు పనులు నిర్వహించుటకుగాను కంట్రాక్టరుగా రిజిష్టరు చేసుకొనుటకు అనుభవము గలవారినుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తుదారులు రు 25—00 (ఇరువది అయిదు రూపాయిలు) దర్శి సబ్ ట్రెజరీలో పంచాయతీ సమితి ఫండ్సు దర్శి పద్దు క్రింద చెల్లించి చలానా అర్జీతో జతపర్చి పంపవలయును. ఈ రు 25—00 (యిరవై అయిదు రూపాయలు) ఎట్టి పరిస్థితులలోను వాపసు చేయబడవు.

దరఖాస్తుదారులు తమ అర్జీలతోబాటు తహశీలుదారు వద్ద తీసుకున్న త ం ఆస్తి వివరముల సర్టిఫికెటును (సాల్వెన్సీ సర్టిఫికెటు) కూడా జతపర్చవలయును. రు 25—00 చలానాగాని, ఆస్తి వివరముల సర్టిఫికెటునుగాని జతపర్చని అర్జీలు ఆలోచించబడవు.

పసుపులేటి సత్యనారాయణ,
బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు.

ప్రకటన

జిల్లా పరిషత్తు కార్యాలయం, పశ్చిమగోదావరి, ఏలూరు.

పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా మీనానగరము గ్రామములోని జిల్లాపరిషత్తువారి యొక్క క్వారీనుండి ఒక సంవత్సరంకాలము, అనగా 1961—62 సం. కు రాయి మట్టి త్రవ్వుకొను హక్కును కొవ్వూరు పంచాయితీ సమితి బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరుగారిచే తీ. 28—2—61 తేదీ ఉదయం 11 గంటలకు ఘుమకుర్రు వంగిడి రహదారి బంగళాలో బహిరంగముగా వేలము వేయబడును.

వేలము షరతులు వగైరాలు జిల్లాపరిషత్తు కార్యాలయమునుండి గాని, జిల్లాపరిషత్తు రెవెన్యూ ఆఫీసరు ఏలూరు ఆఫీసునుండిగాని పొందవచ్చును.

(సం.) ఆదిల్ బేగు. శెక్రటరి.

కావలెను

మా డిస్పెన్సరీకి ఒక మెడికల్ ఆఫీసరు కావలెను. డిగ్రీ హోల్డరు అయివుండవలెను. కనీసము 5 సం. అనుభవ ముున్నవారికి ప్రాధాన్యత యివ్వబడును. జీతము అనుభవమునుబట్టి రు. 300 నుంచి రు. 500 వరకు యివ్వబడును. ప్రావిడెంట్ ఫండు, బోనసు సౌకర్యములు, ఉచిత నివాసవసతి యివ్వబడును. వయస్సు, అర్హతలు, అనుభవము తెలుపుతూ 15—3—61 లోగా దిగువ అడ్రెసుకు దరఖాస్తులు పంపండి. ప్లాంట్ మేనేజరు, జైపూర్ షుగర్ కంపెనీ లిమిటెడ్., రాయగడ, కోరాపుట్ జిల్లా.

నోటీసు

అనకాపల్లి మునిసిపాలిటి

1961—62 సం.లో మునిసిపల్ కౌన్సిలుకు చెందిన మార్కెట్లు, కార్టు స్టాండులు, జంతువధశాలలలో రుసుములు వసూలు చేసుకునే హక్కు బహిరంగ వేలములో మునిసిపల్ ఆఫీసులో 9—3—61 గురువారము ఉ. 9 గం.కు, దరిమిలా కమీషనరుచే నిర్ణయింపబడు రోజులలోను, 1961—62 సం.కు అమ్మకం నోటిఫికేషనులో నిర్దేశించిన షరతులు నిబంధనలకు లోబడి అమ్మబడును. దరఖాస్తుమీద కాపీ పొందవచ్చును.

(సం.) ఎస్. రామమూర్తి, కమీషనరు.

టెండరు నోటీసు

రామచంద్రపురం పంచాయతీ

తూర్పు గోదావరిజిల్లా రామచంద్రపురం పంచాయతీ సమితికి కావలసిన యీ దిగువ చూపబడిన అయిటములకు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు తే 10—3—61 దీ 3 గంటలలోగా రామచంద్రపురం పంచాయతీ సమితి బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరువార్కి అందచేయవలెను. సదరు సీల్డు టెండర్లు ఆ తేదీనే 4 గంటలకు తెరువబడును.

ఏ. రామచంద్రపురం పంచాయతీ సమితి పీరియాలో వున్న పంచాయతీ గ్రంథాలయములకు పుస్తకములు తే 20—3—61 దీ లోపుగా సప్లయి చేయుట.

బి. 1961—62 సంవత్సరమునకు స్టేషనరీ వగైరా సామాన్లు తే 15—4—61 దీ లోపుగా సప్లయి చేయుట.

సి. కోళ్ల ఫారమునకు "ఇంక్యుబేటరు" "వైరు నెట్టింగు" వగైరా పరికరములు తే 20—3—61 దీ లోపుగా సప్లయి చేయుట.

డి. పార్కులలో పిల్లల ఆటపరికరములు అనగా స్లైడు, సీ-సా, వగైరా సప్లయి చేయుట.

పైన వుదహరించిన ప్రతి అయిటముకు ప్రత్యేకముగా రు. 5 లు రామచంద్రపురం పంచాయతీ సమితి ఫండుకు జమకట్టి టెండరు షరతుల ఫారములు పొందవచ్చును. ప్రతి అయిటముకు వేరుగా టెండరు డిపాజిట్టు రు. 50— రామచంద్రపురం పంచాయతీ సమితి ఫండుకు జమకట్టి సదరు రశీదు టెండరుతో జతపర్చి పంపవలెను. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును.

పంచాయతీ సమితి, రామచంద్రపురం.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ దశమి
1961 ఫిబ్రవరి 24, శుక్రవారం
దశమి పూర్తి మృగశిర సా. 6.4 వరకు
వర్జ్యం రా 3.16 నుండి 5.04 వరకు

ఆంధ్రప్రభ

1961 ఫిబ్రవరి 24, శుక్రవారం

మత విద్వేషాలు

జబల్పూరులో ఇటీవల జరిగిన దుస్సంఘటనలగురించి సమగ్ర విచారణ జరిపించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించింది. ఈ విచారణ సంఘంలో ఒక హైకోర్టు జడ్జి కూడా ఉంటారు. దోషులెవరో నిర్ధారణ చేసి దండించడానికేగాక, ఇట్టి వైపరీత్యాలు మరల జరగకుండా ఇకముందు తగు జాగ్రత్తలు తీసుకోడానికి కూడా ఇటువంటి విచారణ సహాయకారి అవుతుందనడానికి సందేహంలేదు.

భారతదేశంలో ఇంకా ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నవంటే మనం ఎంతో సిగ్గుపడాలి. ఇక్కడ రెండు రకాల అత్యాచారాలను వివేచించవలసి ఉన్నది. ఒకటి వ్యక్తిపరమైనది, రెండవది సామూహికమైనది. రెండూ హేయమైనవేఅయినా, మొదటిది రెండవదానికి దారి తీసేసరికి, దాని బీభత్స స్వరూపం సహస్రాధికంగా విజృంభించి ఎలా వికటాట్టహాసం చేస్తుందో మొన్నటి జబల్పూరు సంఘటన లనుబట్టి తెలుసుకోవచ్చు.

యుక్తాయుక్త మెరుగని ఇరువురు వ్యక్తులొనర్చిన అవమానం భరించలేక ఒక కాలేజీ విద్యార్థిని కిరసనాయిలుతో ఒడలికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోడం అవలీలగా త్రోసిపుచ్చతగిన ఘటన కాదు. కాని, ఇక్కడ జరుగదగినదెల్ల ఈ విషాదసంఘటనకు కారణభూతులైనవారికి తగు దండన విధించడమే. అప్పుడు అత్యాచారం వ్యక్తి పరమైనదిగానే పరిమితమై ఉండేది.

కాని, జబల్పూరులో జరిగింది అది కాదు. అత్యాచారం సామూహికరూపం తాల్చింది. ఒక మతంవారు ఇంకొకమతం వారిని హింసించడం జరిగింది. దోపిడీలు, గృహదహనాలు మొదలైనవి సంభవించాయి. మొదటిసారికంటె రెండవసారి జరిగిన దురంతాలు పట్టి ఆవేశంతోకాక, పెద్ద సన్నాహంతో జరిగినట్లనిపించాయి. అమాయికు లెందరో విపరీతమైన కష్టనష్టాల పాలయ్యారు. మొదట జరిగిన దురాగతం ఎంత ఘోరమైనదైనా, దానికి ప్రతిక్రియగా జరుగవలసినవి ఇటువంటి పనులేనా ?

కాలేజీవిద్యార్థిని ఆత్మహత్యమూలాన కలిగిన ఉద్రిక్తతను సరిగా గమనించి ప్రభుత్వం అదనులో తగు జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే ఇది ఇంతగా పెరిగేదికాదని కొందరంటున్నారు. అత్యాచారం చేసిన వ్యక్తుల మతానికిచెందిన పెద్దలు మొదట్లో ఔదాసీన్యం వహించక పోయినా ఈ విపరిణామాలు తప్పిఉండేవని మరికొందరంటున్నారు. ఈ అవకాశం వినియోగించుకొని సంకుచిత మతతత్వాలవారు మత విద్వేషానలాలు ప్రజ్వలింప జేశారని వేరొక కొందరంటున్నారు. సమగ్ర విచారణలోగాని, వీటన్నింటిలో ఏది ఎంతవరకు నిజమో తేల్చుకోడానికి వీలులేదు.

స్థానిక ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో కనుగలిగి అతి జాగరూకతతో వ్యవహరించవలసి ఉన్నమాట నిశ్చయం. దుష్కృత్యాలకు పాల్పడుతున్నవారిని ఏ వర్గానికి చెందినవారినైనా నిష్పక్షపాతంగా తక్షణం అదుపులో పెట్టకపోయినట్లయితే, గోటపోవలసినది గొడ్డళ్లతో పోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా పత్రికలుకూడా ఇటువంటి సందర్భాల్లో చాల సంయమంతో మెలగవలసి వుంటుందని వేరుగ చెప్పనక్కరలేదు.

ఇక, సంకుచిత మతపరాలవారినిగురించి ఒకమాట చెప్పవలసి వున్నది. భారతదేశానికి తాము ఘోరమైన అపచారం చేస్తున్నసంగతి వీ రెప్పటికైనా గ్రహించ గలుగుతారా ? అన్ని మతాలవారూ ఐకమత్యంతో మెలగేటట్లు చెయ్యడం భారత ధర్మ మౌతుందిగాని, మత విద్వేషాలు ప్రకోపింప జెయ్యడం భారత ధర్మం కానేరదు. ఎదిరిలో ఈ ధర్మవివేకం ఒకవేళ మృగ్యమైతే, అది ఉదయించే లాగున నిరంతరకృషి చెయ్యడం కూడా భారత ధర్మమే. దీనికి అన్యథా వర్తించేవా రెవ్వరూ భారత ధర్మ ప్రవర్తకులు కానేరరు.

దురదృష్టవశాత్తూ మన దేశంలో కొన్ని వర్గాలవారింకా ఈ పరమధర్మాన్ని గుర్తించడం లేదు. ఇట్టివారివలన దేశానికి ఎంతైనా ప్రమాదమున్నది. కేవలం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంవలన ఈ విపత్తు నివారణకాదు. సంకుచిత మత తత్వాలూ, మత విద్వేషాలూ చీకటులవలె పారిపోయేరీతిగా, వెలుగులు విరజిమ్మే మహత్తర కృషి పెద్దయెత్తున జరగవలసి ఉన్నది. అన్ని సంఘాలలోనూ పెద్దలైనవారు ప్రత్యేక శ్రద్ధతో దీనికి పూనుకోడం అవసరం.

జబల్పూరు దుస్సంఘటనల సమగ్ర విచారణ ఈ కర్తవ్యానికి దేశాన్ని మేల్కొలుపగలదని ఆశించవచ్చు. మత విద్వేషాలను మనలోపలనుంచి పారద్రోలేవరకూ మన దేశానికి మోక్షంలేదు.

పరిగణించదగిన ప్రజాభిప్రాయం

పరిశ్రమలను విరివిగా నెలకొల్పి త్వరగా దేశసంపదను పెంచవలెనంటే, ప్రతిరాష్ట్రంలో చాలినంతమంది సాంకేతిక విద్యాప్రవీణులను తయారుచెయ్యడం అవసరం.

తగుమైన సాంకేతిక పరిజ్ఞానంలేనిదే పరిశ్రమలవ్యాప్తి సాధ్యంకాదన్న తలంపుతోనే ప్రభుత్వం దేశమంతటా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యాలయాల సంఖ్యను హెచ్చించడానికి సంకల్పించింది.

రెండవ పంచవర్ష ప్రణాళికలో కొంతవర కీ విధానం అమలు పరచబడినమాట వాస్తవమే. ఇండియా మొత్తంమీద 1950 మొదలు 1960 నాటికి ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య 49 నుంచి 97 కు, పాలిటెక్నిక్ పాఠశాలల సంఖ్య 86 నుంచి 197 కు పెరిగింది.

అయినా, మన లక్ష్యసాధనకు ఇది చాలదు. తృతీయ ప్రణాళిక గడువు ముగిసేలోపుగా వేర్వేరు తరగతులకుచెందిన సుమారు 18,000 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులను, 26,000 మంది డిప్లొమాహోల్డరులను తయారు చేయవలసి వుంటుందని ప్లానింగ్ కమిషన్ సూచించింది.

పై లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రాష్ట్రప్రభుత్వం సాంకేతిక విద్యాలయాల సంఖ్యను పెంచడానికి, ఎక్కువమంది విద్యార్థులకు సాంకేతిక విద్యాసౌకర్యాలు కలగజెయ్యడానికి శక్తివంచనలేకుండా ప్రయత్నించాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాశయం కూడా ఇదే అయివున్నట్లయితే, ఏడవ ప్రణాళికలో సంకల్పించిన సంస్థలను మరొకచోటికి మార్చే యోచనలను కట్టిపెట్టి, ఇతర చోట్ల క్రొత్త విద్యాలయాలను స్థాపించడానికి పూనుకొనడం సమంజసం.

కృష్ణాజిల్లా ఉయ్యూరులో పాలిటెక్నిక్ సంస్థను స్థాపించడానికి ప్రభుత్వం లోగడ సంకల్పించినప్పుడు అన్నివిధాలా ఆవూరు అందుకు అనుకూలమైనదన్న నిశ్చయంతోనే అట్టి నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడా సంస్థను ఉయ్యూరులోనే ఉంచడానికి, అంత పాటించదగిన ప్రతిబంధకాలుగానీ, స్థలాంతరానికి మార్చడానికి పెద్దగా పేర్కొనదగిన కారణాలుగానీ కనిపించవు.

స్థానికంగానే కాకుండా, జిల్లా మొత్తంమీద ప్రజాభిప్రాయం కూడా ఇందుకే సుముఖంగా వున్నదనడానికి ఇటీవల జిల్లా పరిషత్తు సభ్యులంతా ఏకగ్రీవంగా ఉయ్యూరునుంచి పాలిటెక్నిక్‌ను మరొకచోటికి తరలించరాదని తీర్మానించడమే నిదర్శనం. ఈ తీర్మానాన్ని బలపరిచినవారిలో శ్రీ యార్లగడ్డ శివరామ ప్రసాద్, శ్రీ కాకాని వెంకటరత్నం మొదలైన మండల నాయకులు, శాసనసభ్యు లనేకు లున్నారు.

పై పరిస్థితులదృష్ట్యా, ఏదో ఒక చిన్నసాకును ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఈ సంస్థను ఉయ్యూరునుంచి మార్చివెయ్యాలని పట్టుపట్టడంవల్ల కేవలం విద్యా విషయాలకు సంబంధించిన సమస్యలలో రాజకీయోద్దేశాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న అనుమానానికి ఆస్పద మేర్పడవచ్చు.

పార్టీనుంచి శ్రీ ఆర్. జి. సేనానాయకే బహిష్కృతి

కొలంబో, ఫిబ్రవరి 23 :— ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వోటువేయ నిరాకరించినందుకు మాజీమంత్రి శ్రీ ఆర్. జి. సేనానాయకేను పార్టీనుండి తొలగించడానికి ప్రభుత్వ పక్షమువున లంకఫ్రీడంపార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలవారు నేడు అన్నారు.

భద్రతాసంఘం కొత్త తీర్మానానికి కాంగో 'ప్రధాని' ఇలియో నిరసన

కాంగోను తన గుప్పిట్లో పెట్టుకోడానికే సమితి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణ

స్టాన్లీవిల్లీ అధికారులతో చర్చకు తన ప్రభుత్వం సిద్ధంగా వుందని వివరణ

లియోపోల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 22 :— కాంగోపై భద్రతాసంఘం ఆమోదించిన తీర్మానాన్ని కాంగో తాత్కాలిక ప్రధాని శ్రీ జోసెఫ్ ఇలియో నేడు నిరసిస్తూ, అది తమ దేశాన్ని సమితి అధీనంలో వుంచుకొనడానికి చేసిన ప్రయత్నం కాని వేరుకాదని అన్నారు.

"మా సర్వసత్తాక ప్రతిపత్తిని నిలుపుకొనడానికి మేము మరణించవలసి వస్తే అందుకు సిద్ధం" అని శ్రీ ఇలియో పత్రికా ప్రతినిధులతో పేర్కొన్నారు.

శ్రీ ఇలియో ఇంకా ఈవిధంగా అన్నారు: "మమ్ము నిరాయుధులను కావించ బూనడం మాపై యుద్ధం ప్రకటించడమే. కాంగోలీస్ ప్రజలు తమ్ముతాము సర్వవిధాల కాపాడుకొనగలరు.

తమ క్రమశిక్షణను బుజువు చేసుకొనడానికి 2,000 మందికి పైగా కాంగోలీస్ సైనికులు లియోపోల్డ్‌విల్లీకి పశ్చిమంగా నూరుమైళ్ల దూరంలోని థిస్విల్లీ శిబిరంలో సైనిక విన్యాసం జరిపారు.

కాంగోలీస్ ప్రజలు తమ విభేదాలను పరిష్కరించుకొనడానికి యింధుమిందుగా ఉద్యుక్తులైవున్న సమయంలోనే భద్రతాసంఘం తీర్మానం ఆమోదించిందని శ్రీ ఇలియో పేర్కొన్నారు.

"మా స్వాతంత్ర్యంతో జోక్యం పెట్టుకొనడానికి చేసే ఈ ప్రయత్నాన్ని ప్రతిఘటించడంలో నా ప్రభుత్వం ప్రపంచంలోని స్వతంత్ర రాజ్యాలన్నిటికీ విజ్ఞాపన చెయ్యగలదు. మేము దీని కెన్నటికీ సమ్మతించబోము" అని శ్రీ ఇలియో వివరించారు.

సమితి కాంగోలీస్ అధికారులతో తగినంత సంబంధాలు పెట్టుకోలేదనీ, "కొన్నివర్గాలకు" విదేశసహాయం అందకుండా వారించడానికి ఎట్టి చర్యను తీసుకోలేదనీ కాంగో తాత్కాలిక ప్రధాని అన్నారు.

స్టాన్లీవిల్లీలోని లుముంబా అనుకూల ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన ఇలా అని వుండవచ్చునన్నారు. ఒడంబడిక కుదుర్చుకొనడం విషయమై స్టాన్లీవిల్లీ అధికారులతో సంప్రతింపులకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందనికూడా ఆయన అన్నారు.

"ప్రస్తుతపు ఉద్రిక్తత తొలగించగలమనే నేను విశ్వసిస్తున్నాను" అని శ్రీ ఇలియో పేర్కొన్నారు. లుముంబా అనుకూలురైన రాజకీయ నిర్బంధితులను బక్వాంగాలో ఉరితీయడంసహా 'అమానుష చర్య' లన్నిటిని శ్రీ ఇలియో నిరసించారు. ఈ దారుణానికి బాధ్యులైనవా రెవరో తెలుసుకొనడానికి దర్యాప్తు జరుగుతున్నదన్నారు.

పార్లమెంటు సమావేశం సాధ్యం కావడానికి వీలిచ్చే పరిస్థితులను కల్పించడానికే తాను కృషి చేస్తున్నాననీ, ప్రస్తుతం నిర్బంధంలో వున్నవారు కూడా హాజరుకావాలనే తాను వాంఛిస్తున్నాననీ ఆయన అన్నారు.

వచ్చే నెలలో జెనీవాలో కాంగో నాయకుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని గురించి కాటంగా ప్రెసిడెంట్ షోంబీ చేసిన ప్రతిపాదనను గురించి ప్రశ్నించగా కాంగోలీస్ నాయకుల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎలిజబెత్‌విల్లీలో మార్చి మొదటి తేదీని జరుగగలదనే తాను విశ్వసిస్తున్నానని ఆయన విశదం చేశారు.

ఈ సమావేశం కాంగో సమస్యల పరిష్కార మార్గాన్వేషణకు దారితీయుగలదనే తాము విశ్వసిస్తున్నామన్నారు.

స్టాన్లీవిల్లీలో 15 మంది రాజకీయ నిర్బంధితులు ఉరితీయబడిన వార్త నిజమేనా అని ప్రశ్నించగా 'నాకు ఆ సంగతి తెలియదు' అని అన్నారు.

లులువాల దాడులు

దక్షిణ కాసై ప్రధాని శ్రీ జోసెఫ్ నగులులా శ్రీ ఇలియోకు ఒక తంతినిస్తూ లులువాలు బాలుబాలపై దాడులు జరిపి, అమానుష చర్యలకు పూనుకొంటున్నారనీ, యిది నిలిచిపోకపోతే తామే సైనికచర్యలు తీసుకోవలసి వుంటుందనీ అన్నారు.

కలోంజీకి శ్రీ దయాళ్ కబురు

న్యూయార్క్, ఫిబ్రవరి 22:— దక్షిణ కాసై రాష్ట్రం ప్రెసిడెంట్ శ్రీ ఆల్బర్ట్ కలోంజీకి కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ ఒక సందేశాన్ని పంపుతూ గత ఫిబ్రవరి మాసారంభంనుంచి లియోపోల్డ్‌విల్లీనుంచి బక్వాంగాకు ఎందరు రాజకీయ నిర్బంధితులు మార్చబడ్డారో, వారి గతి ఏమైనదో వెంటనే తెలియపరచ వలసిందని కోరారు.

రాజకీయ నిర్బంధితుల విషయంలో అనుసరించిన దౌర్జన్యపూరిత విధానం ప్రపంచ ప్రజలకు ఎంతో విభ్రాంతి కలిగించిందనీ, ఆరుగురు రాజకీయ నిర్బంధితుల విచారణ, మరణ దండన చాలా అక్రమంగా జరిగినవనీ శ్రీ దయాల్ పేర్కొన్నారు.

లుముంబా హత్యపై దర్యాప్తుకు ఉత్తరువు

శ్రీ హెాటస్ లుముంబా హత్యకు దారితీసిన పరిస్థితులను దర్యాప్తు చేయవలసిందిగా లియోపోల్డ్‌విల్లీ అధికారులు ఉత్తరువు చేశారని సమితిలోని కాంగో ప్రతినిధి శ్రీ ఎవరిస్టె లోకీకే నేడు భద్రతాసంఘం అధ్యక్షుడు సర్ పాట్రిక్ డీన్‌కు వ్రాసిన లేఖలో తెలియజేశారు.

లుముంబా మృతదేహం

కాటంగా ప్రెసిడెంట్ షోంబీ సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ లేఖకు జవాబిస్తూ శ్రీ లుముంబా మృతదేహాన్ని పైకితీయడం ఆఫ్రికను ఆచారాలకు వ్యతిరేకం కాగల దన్నారు.

లుముంబా అనుకూలురు అనేకమందిని చంపివేయగా ఈ ముగ్గురి మరణాన్ని గురించి మాత్రమే ఎందుకు దర్యాప్తు చేయగోరుతున్నారని ఆయన ప్రశ్నించారు.

ఉత్తర ప్రదేశ్‌లో కూలిన విమానం

రక్షణమంత్రి స్పష్టీకరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 23:— ఉత్తరప్రదేశ్‌లోని ఉఖిమఠాలో గత అక్టోబరు 4 వ తేదీని కూలిన విమానం భారతదేశానిదే అనీ, చైనాది కాదనీ రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ నిన్న లోకసభలో సభ్యులకు హామీ ఇచ్చారు.

ఈ శిక్షకవిమానం అక్టోబరు 4 వ తేదీని అంబాలానుంచి బయలుదేరినదనీ, దానిలో లెఫ్టినెంట్ కె. పి. సింగ్ ఒక్కడే ఉన్నారనీ, ఆయన ఈ ప్రమాదంలో మరణించారనీ శ్రీ కృష్ణమీనన్ తెలియ చేశారు.

ఈ సంఘటన 52 రోజుల తర్వాతగాని తెలియరాలేదని కూడ ఆయన చెప్పారు.

12.4 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి

జాతీయఅభివృద్ధి కార్పొరేషన్ కృషి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 :— జాతీయ బొగ్గు అభివృద్ధి కార్పొరేషన్ గత సంవత్సరం జనవరినాటికి 12.4 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగింది. ఇది రెండవ ప్రణాళికా కాలంలో అనుకొన్నదానికంటె ఒక మిలియన్ టన్నులు తక్కువ. కొన్ని నెలలలో ఇది 135 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకోవచ్చును.

ఉత్తమజాతి పశువులకు బహుమతులు

హైదరాబాద్, ఫిబ్రవరి 22 :— హైదరాబాద్ పారిశ్రామిక వస్తుప్రదర్శన శాలలో మార్చి 5 నుంచి 12 వ తేదీవరకు జరుగనున్న పశు కోళ్ల ప్రదర్శనలో ఉత్తమమైనవని ఎన్నుకొనబడే వాటికి ట్రోఫీలే కాక 25 వేల రూపాయలు రొక్కం కూడా బహుమతుల రూపంలో ఇస్తారు.

లేఖలు

కీ. శే. డాక్టరు అంబేద్కర్ పోస్టలు స్టాంపులు

ఆర్యా,

మనకు ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో వివిధ రంగాల్లో ప్రముఖముగ కృషిచేసి కీ. శే. లయిన పెద్దల స్మారక చిహ్నాలుగా తపాలా రంగంలో వారివారి ఫొటోలతో స్టాంపులు ముద్రిస్తూ ఉన్నందుకూ ప్రభుత్వానికి ధన్యవాదాలు.

నవభారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన కీ. శే. డాక్టర్ అంబేద్కర్ వచ్చే జన్మదినోత్సవం నాటికైనా వారి ఫొటోగల పోస్టలు స్టాంపులు ముద్రించి వారిపట్లగల భక్తిని వెల్లడిస్తారని ఆశిస్తున్నాను.

ఇట్లు,
యు. వి. రెడ్డి, పొన్నమండ.

శ్రీ పొట్టి శ్రీరాములు జన్మదినోత్సవం

ఆర్యా,

మార్చి 13వ తేదీని యావదాంధ్రదేశము నందు త్యాగమూర్తియయిన శ్రీ పొట్టి శ్రీరాములుగారి 60వ జన్మదినోత్సవమును జరుప గోరుచున్నాను.

కొంగంటి దుర్గామల్లికార్జునరావు
పామర్రు

విజయవాడలో పాయిఖానాదొడ్ల సమస్య

ఆర్యా,

విద్యాధరపురం, మల్లికార్జునపేట, లంబాడీపేట , భవానీపురం, కొత్తపేట, ఇంచిపేట మొదలయిన విజయవాడ ఒకటిలోవున్న యితర పేటలలోని యిండ్లకు చట్టప్రకారము కట్టించుకొవలసిన, పాయిఖానా దొడ్లు కట్టించుకొనక పబ్లిక్‌స్థలాలు అనారోగ్యం చేయుచున్నారు.

విజయవాడ మునిసిపాలిటి స్పెషల్ ఆఫీసరుగారు తగు శ్రద్ధతీసికొని పాయిఖానా దొడ్లులేని యిండ్లకు పాయిఖానాదొడ్లు కట్టుకొనులాగు నోటీసు లిప్పించి, కాల్వకు రెండుప్రక్కలా వున్న అనారోగ్యకర మయిన స్థలాలను ఖాళీచేయించి శుభ్రపరిపించాలని, ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
వి.ఆర్. ఆర్. కృష్ణ.
విజయవాడ.

రాష్ట్రేతరాంధ్రులు

ఆర్యా,

ఆంధ్రమహాజనసభ రాష్ట్రేతరాంధ్రకై వారు ఉగాదినాటికి రాష్ట్రేతరాంధ్రుల వివరములను సూచించు "రాష్ట్రేతర ఆంధ్ర గైడ్ను" ప్రచురించ సంకల్పించినారు. కావున యితర రాష్ట్రములలోనుండు ఆంధ్ర సంఘములన్నియు తమతమ ప్రాంతములందలి తెనుగువారి జనాభా ముఖ్య సమస్యలు, సంఘ కార్యకర్తల పూర్తి వివరములతో ఫిబ్రవరి నెలాఖరులోగా — "ఆంధ్ర మహాజనసభ — అమలాపురం (తూర్పుగోదావరి జిల్లా)" అని పంపకోరుచున్నాము.

గుమ్మిడిదల వెంకట సుబ్బారావు.
అధ్యక్షుడు, ఆంధ్రమహాజనసభ, అమలాపురం.

శాసనసభ్యుల అర్హతలు

ఆర్యా,

శాసనసభ్యుల కుండవలసిన విద్యార్హతలు, గుణశీలములు, సంఘసేవా పరాయణత, పరిపాలనానుభవము మొదలగు విషయములపై ఆచార్య వెంకటరంగయ్యగారు ఆమధ్య చక్కగ వ్రాసినారు. విద్యావంతులైన సత్పురుషులు శాసనసభలలో ప్రవేశింప వలసి యున్నది. మన దేశములో మిక్కిలి పలుకుబడి గలిగియున్న కాంగ్రెసు పార్టీ హైకమాండువారు కూడ విట్టి ఉద్దేశమునే వెల్లడించి యుండుట ముదావహమైన విషయం. ప్రతిపార్టీ పక్షమున అధమము నగుము మందినైనా పట్టభద్రులైన అభ్యర్థులను నిలబెట్టుట మంచిది.

హరిజనులకు ఏకసభ్య నియోజక వర్గములు నేర్పాటు చేయుచున్నారు కావున ఆట్టి నియోజక వర్గముల సవర్ణులకు కూడ హరిజన ప్రతినిధియే ప్రాతినిధ్యము వహించును. ఇప్పుడు హరిజన ప్రతినిధికూడ విద్యావంతుడు, సమర్థుడు, గుణవంతుడు, హరిజన సంఘసేవకుడు నగువాడే కావలసి యుండును. సమర్థులైన హరిజన ప్రతినిధులు నిలువబడియెడల సవర్ణవోటర్లకు ఎన్నికలందు శ్రద్ధయుండదు కావున పార్టీ నాయకులు తగినవారినే నిలబెట్టవలెను.

ఇట్లు,
పాము రామమూర్తి.
అధ్యక్షులు, తూ. గో. విద్యార్థి లీగ్.

ఆంధ్ర రేవుల గతి

ఆర్యా,

మూడవ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్ర మండలి చిన్నరేవుల యభివృద్ధికై 147 లక్షలు కనీసము కావలెనని మన రాష్ట్ర ప్రభుత్వము కోరినది. కాని ప్లానింగు కమిషన్‌వారీ మొత్తమును 45 లక్షలకు తగ్గించి వేసిరని తెలియుచున్నది. మనప్రక్క రాష్ట్రమగు మద్రాసులో ఒక్క మంగుళూరు, తూత్తుకుడి రేవులకే 40 కోట్లు కేటాయించి వేసిరట. ఇతర రేవులతోపాటు యీ మొత్తము 45 కోట్లు కావచ్చును. అనగా భారత ప్రభుత్వ దృష్టిలో మద్రాసు అవసరములో ఆంధ్రావసరములకొక్క శాతము మాత్రమే కాబోలు!

గుమ్మిడిదల వెంకట సుబ్బారావు.

ఫ్రెంచి ప్రభుత్వంచే అణ్వస్త్రాల పరీక్షలు

సహారాలోకాక, మరెక్కడనో జరుగగలవట

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 23—) అణ్వస్త్ర పాటవ పరీక్షలను సహారాలోకాక "మరి యింకెక్కడనో" జరపడానికి ఫ్రెంచి ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లుగా పత్రికా వార్తలు తెలియచేస్తున్నవని, నిన్న ప్రధాని నెహ్రూ, రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. అయితే ఫ్రెంచి ప్రభుత్వం ఆ అణ్వస్త్ర పాటవ పరీక్షలు "మరి యింకెక్కడ జరపగలదో" మాత్రం అది తెలియచేయలేదని, బహుశా ఆ ప్రదేశం హిందూ మహాసముద్రంలో దక్షిణ దిశను ఎక్కడో కావచ్చునని ఆయన అన్నారు.

ఆషామాషీ

రాణిగారి రాక

చాలారోజులుగా ఎలిజబెత్‌రాణీ, ఆమె భర్త మన దేశంలో సంచారం చేస్తున్నారు. ఏదో కారణం ఉండాలిగా మరి యీ యాత్రకి! "సుహృద్భావ యాత్ర" అంటే మంచిదేమో.

అసలు వీరి యాత్రను గురించిన వివరాలు వింటాంటే తమాషాగా ఉంటోంది. తమాషా— ఆస్తిఅంతా అమ్మివేసుకున్న గ్రామానికి తిరిగి వెళ్ళినట్లుంటుందేమో కూడా.

ఎంత గాఢంగా పరిపాలించినా గాంధీజీ దయవల్ల 'సడన్‌'గా వోడెక్కి చక్కాపోయారు' బ్రిటిష్ వాళ్ళు. అందువల్ల యింకా రాకపోకలు, బంధుత్వాలు మిగిలినాయి.

పైగా ఎలిజబెత్ రాణికి ఎంత ఘనమైన స్వాగత మిచ్చారు!.. ఎన్నిరకాల బహుమతులు అందజేశారు. ఒక ఓడ చాలదేమో వీటికి!...

మైసూరులో యిచ్చిన దంతపు కృష్ణుని విగ్రహంచూసి, రాణి తన్మయురాలై పోయిందిట. తదేకదృష్టితో చూచిందట ఆ బొమ్మవంక. విశ్వమోహనునివంక చూస్తే వివశం కానివా ళ్లెవరుంటారు ? రాణి అయినా, నెరజాణ అయినా, ఆ శిఖిపింఛమౌళివంక చూచి తన్మయత్వం చెందవలసిందే.

కృష్ణభక్తిలో పడితే....

ఎలిజబెత్‌రాణి ఇంటికి వెళ్ళిన తరువాత కూడ కృష్ణభక్తితో మునిగితే మీరాబాయిలాగా మారి పోవచ్చు. ఆ ఎడింబరో ప్రభువు రాణా రూపం దాల్చవచ్చు. గుర్రపు పందాలతో ఆనందం పొందే వాళ్ళకు భారత జాతీయ సంస్కృతి ఎంత ఆశ్చర్యం కలుగచేస్తుందో ?

మనవాళ్ళు ఆమెకు తగ్గట్లు రాజపుత్రస్థానపు దుస్తులు వగైరాలు చాలా యిచ్చారు. బోలెడు భోషాలు బహూకరించారు. పోతే, సితారు మాటే తెలియదు. ఎవరన్నా యిచ్చారో లేదో! ...

ఇస్తే బకింగ్‌హాము రాజసౌధంలో ఒక శ్వేత మీరాబాయి అవతరించవచ్చు. ఆ జాతి ఆమెద్వారా తరించవచ్చుకూడా.

ఆవిడ ఏ పట్టణానికి వెళ్ళినా ఘనస్వాగత మిచ్చారు. అనుకోని ఆనందం పొందిం దామె. అంతేకాదు, ఎంతో విలువైన కానుకలు బోలెడు అందజేశారు. వాటి నాటినీ అంతా ఒకసారి గా ప్రకటిస్తే ఎంతో బాగుండును.

ఉంగరంలో పట్టే ఉడుపులు

ఉంగరంలోనుండి దూరేటంత సన్నని ఢక్కావలువ లామెకు కానుకగాయిచ్చారు. శిల్పాన్ని చూసి సహించలేక ఆనాటి ఈస్టిండియా కంపెనీ ప్రయోజకులు ఆ నేతగాండ్ర బొటనవ్రేళ్ళు తెగకొట్టా రనే కథకూడా — ఈ కానుక సమయంలో జ్ఞాపకం చేస్తే బాగుండేది.

అన్నట్లు ఆమెభర్త మొన్న మద్రాసులో ఖాదీ వస్త్రం కావాలని అడిగాడుట. ముఖ్యమంత్రి కామరాజుగారు—"అతి సున్నితమయిన ఖాదీ లేదు. ఆది త్వరలో మీ బక్కింగ్‌హాము రాజభవనానికి బంగి కడతామని చెప్పారు.

పది కొల్లాయిలిస్తే పోయేది

ఖద్దరు అంటూ ప్రసక్తివచ్చిన తరువాత అది సున్నితమయితేనేం? ముతక అయితేనేం? దాని పవిత్రత దానిదే! అందువల్ల ఆ ఎడింబరో ప్రభువుకి పది కొల్లాయిలు కానుకయిచ్చి, ఇవి గాంధీజీ దుస్తులు సుమా అని చెబితే దణ్ణంపెడుతూ తీసుకునే వాడు.

కావాలంటే ఆపే కట్టుకుని గాంధీజీని తలుచుకుని గర్వపడేవాడు. ఆంతకన్నా ఘనత ఏ మానవుడు సంపాదించగలడు ? మహారాజులే తల వంచిన మంగళకరమూర్తి మహాత్ముడు. ఆయన జీవితాన్ని,ఆలవాట్లనుమనం అవలంభించలేకపోయినా, ఇతరదేశాలవాళ్ళకన్నా నేర్పటం కొంత మంచిదిగదు!

మొత్తంమీద ఎలిజబెత్ వరుడికి గాంధీజంమీద కొంత అభిమానం ఉన్నట్లే వుంది. మద్రాసులో ఎవరినో 'మీ రే పార్టీకి చెందినవారు' అని అడిగి, 'కాంగ్రెసు'అని చెప్పగానే 'మీరు కట్టింది 'ఖద్దరేనా'? అని ప్రశ్నవేశారు వెంటనే.

'ఎలిజబెత్ ప్రియుని హాస్యం' అంటూ యిలాంటివే కొన్నిటిని పత్రికలు ప్రచురించాయి. నిజానికాయనలో ఆ మాత్రం హాస్యం ఉన్నదంటే మెచ్చుకో తగిందే.

ఆమెగారి భర్త

సంపాదన పరురాలైన భార్య ప్రక్కన వుంటే సగం ఆటు, సగం ఇటుగా ఉంటుంది జీవితం. అందులో పదవిలో ఉన్న భార్య, పట్టమహిషి అయిన భార్య, ప్రక్కన నిలిచి ఆవిడకు జరిగే సత్కారాలు, సన్మానాలు చూచి, సహించడమంటే ఎంతో ఓర్పు వుండాలి.

నేర్పుగలవాళ్ళు ఆ సమయంలో తాముకూడా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ, కొంత హాస్యాన్ని ప్రదర్శిస్తూ, తమవైపు ప్రజాదృష్టిని తిప్పుకోవడానికి తంటాలు పడుతూ వుంటారు. అలాంటి స్థితిలోనే ఎడింబరో ప్రభువు కాలం గడిపి వుంటారు ఈ యాత్రలో కూడా.

"ఆమె భర్త" అని ప్రజలందరూ చూస్తూవుంటే అందులోనూ కొంత ఆనందం వుందనుకోండి.

"రామాయమ్మ గారి పెనిమిటి' — "పాపమ్మగారి భర్త" —ఇలాంటి వాచకాలు మనకు చాలా వున్నాయి. వారి జీవితాల్లో ఆదోరకం ఆనందం వుంటుంది కూడా. కాకపోతే కొంచెం ఓర్పు వుండాలి.

నేను - మావారు

పాప మక్కడికి ప్రతి ప్రసంగంలో "నేనూ, మావారు మిక్కిలి సంతోషిస్తున్నాం.—నేనూ మా వారూ ఎంతో కృతజ్ఞత తెల్పుతున్నాం." "నేనూ, మా వారూ, మీ దేశంలో చేసిన సత్కారానికి ఉప్పొంగి పోతున్నాం." "తాజమహల్ చూసి మే మిద్దరం ఉప్పొంగిపోయాం"—ఇలా ఆయన్ని కూడా 'బ్రాకెట్‌లో' వేసుకుని మాట్లాడుతూ వచ్చిందిరాణి. ఆదీ సతీధర్మం.

ఏది ఎలావున్నా రాణిగారి పర్యటన ఆరునెలల ముందునుండి బోలెడు వార్త లందిస్తూ వచ్చింది. ఆవిడతో తందువ్వేఆవిడ వచ్చిందనీ, వంటవాడు రాలేదనీ,బందోబస్తు ఆఫీసర్లు ముందేవచ్చారనీ— ఆమె ప్రోగ్రాం ఆలోచించడానికి సిబ్బంది ఒకటి రెండుసార్లు వచ్చివెళ్ళిందనీ, అత్యవసర సమయాలకుగానీ, రాణిగారికోసం ప్రత్యేకించి ఒక మందుల విమానం వచ్చిందనీ ... .

వంటింటికి టెలిఫోన్లు

ప్రతిరోజూ ఢిల్లీలోవున్న బ్రిటిష్ కార్యాలయంనుంచి ఆవిడ భోజన వివరాలు ఆమెవున్నచోటి వంటింటికి టెలిఫోనుద్వారా వెళ్లేవనీ,ఆమె ధరించదలచిన దుస్తులు —ముస్తాబై ముసిముసి నవ్వులతో ప్రత్యక్షమయ్యేవరకు ఎవరికీ తెలియకుండా వుంచేవారనీ, ...

ప్రతిరోజు బకింగ్‌హాము పాలెస్‌లో వున్న తన బిడ్డలతో ఫోనులో మాట్లాడుతూ వుంటుందనీ, —ఇలా ఎన్నెన్నోవార్తలు ప్రకటించాయి పత్రికలు. నిజాని కీ వార్తలు పత్రికలకు 'కోటిన్నరి' పూజలాగా వచ్చి పడ్డాయి.

పెళ్ళిళ్ళలో పదినగార్లకు, వరుసైన వాళ్ళకు, గురువింద గింజల దండలు, తుమ్మగింజల దండలు, మరమరాల దండలు, ఎన్నెన్నో తయారుచేసి వేస్తూవుంటారు. కొందరు పల్లేరు కాయల దండలు వేస్తారు. ... కొందరు కంది, పెసర, శనగలు నానపోసి, ఆ వుబ్బిన గింజలతో దండలు గుచ్చి వేస్తారు.

మొన్న ఎలిజబెత్‌రాణి మద్రాసునుండి వెడుతున్నప్పుడు ముఖ్యమంత్రి వడ్లగింజల దండలు వేశారట. అవన్నీ వలుచుకుంటేఅక్షింతలవుతాయి కూడా.

ఆంధ్రరాజధాని రాలే దెందుకనో....

ఇన్ని చోట్లకు వెళ్ళిన రాణి ఆంధ్రరాజధానికి రాలే దెందువల్లనో?.. ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినట్లుకూడా ప్రకటించారు. కానీ, ఎందువల్లనో ప్రోగ్రాంలో పడలేదు. వస్తే మరికొన్ని కానుకలు ముట్టేవే ఆవిడకు. ...

ఆంధ్ర రాజధాని చూడకుండా వెళ్ళడం అసంపూర్తి యాత్రే అవుతుందేమో ... అనేకవిధాలుగా ప్రత్యేకత సంపాదించిన రాజ్యం ... హరిజన వీరునికి అగ్రతాంబూలమిచ్చిన రాష్ట్రం, మొగలు సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన హైదరాబాదు నగరం.

ప్రఖ్యాతి చెందిన నాగార్జునసాగరం,అమరావతి ... ఓరుగల్లు, వంటి శిల్పరాజధానులు — ఇవన్నీ చూడకుండా వెడుతుందంటే లోటుగానే వుంది.

ఒక చెల్లెలు వదిపెంది అప్పుడప్పుడు యింటికి వచ్చి ఒక్క అన్నని చూడకుండా వుండటంలో ఎంత నైరాశ్యం వుంది ?

—రాపూరు



"మహారాణి మీరాబాయిగా మారితే మారొచ్చు"

బంజర్ల పంపిణీకి అనధికార సంఘాలు

:x:

తగవని ఉపముఖ్యమంత్రి వివరణ

హైదరాబాదు, ఫిబ్రవరి 23:—

ప్రభుత్వ బంజరుభూములను భూమిలేని బీదవారికి పంపిణీచేసే వ్యవహార పర్యవేక్షణకుగాను జిల్లా, తాలూకా స్థాయిలలో అనధికార సంఘాలను ఏర్పాటు చేయాలన్న ఒక సూచనను నేడు అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి త్రోసివేశారు.

అవిధంగా పూర్వం హైదరాబాదు రాష్ట్రంలో జరిగిందనీ, అయితే, ఆ పద్ధతి విఫలమయిందనీ, అన్నారు.

అనేక అనుబంధ ప్రశ్నలకు సమాధానంగా శ్రీ రంగారెడ్డి జిల్లా అధికారులు జనాభా లెక్కల సేకరణలో నిమగ్నులై ఉన్నందున, భూముల పంపిణీ కార్యక్రమం ఉగాదిలోగా పూర్తికావాలన్న ప్రభుత్వ కోరిక ఈడేరకపోవచ్చన్నారు. పక్షానికి ఒకసారి నివేదికలు వస్తున్నవనీ, ఈ విషయంలో ఎట్టిజాప్యం జరిగినా, తీవ్రమైన చర్య తీసుకోగలమనీ పేర్కొన్నారు.

శ్రీ పి. చొక్కారావు అడిగిన ఒక ప్రశ్నకు ప్రారంభంలో సమాధానమిస్తూ, 1961 నుంచి సాగు చేసుకోడానికివీలుగా ఈ బంజర్లపంపకంపనిని ఒక ఏడాదిలో పూర్తి చేయాలని గత మేలో కలెక్టరులకు ఆదేశించటం జరిగిం దన్నారు. పట్టాలు యిచ్చే పద్ధతిని వివరిస్తూ, క్రిందివిధంగా కలెక్టరులకు ఆదేశాలు యివ్వడం జరిగిం దన్నారు.

చెరువుల గర్భాలు, పశువుల కొట్టాలు వంటివి కొన్ని మినహాయించి, మిగతావన్నీ హరిజనులకు, మాజీ కల్లుగీత కార్మికులకు, వెనుకబడిన తరగతులకూ, ఇతరులకూ పంచమన్నా మన్నారు.

(2) రెండున్నర ఎకరాల మాగాణి, లేదా అయిదు ఎకరాల మెరక భూమికి మించి భూమి లేనివారు ఇందుకు అర్హులనీ, అయితే, వారిపేర అంతకు ముందున్న భూమితో కలిపి రెండున్నర ఎకరాల మాగాణి, అయిదు ఎకరాల మెరక వరకు పొంద నర్హులనీ అన్నారు.

(3) భూములు ఉచితంగానే యిస్తారు.

(4) యిచ్చిన భూములు వంశపర్యంగా అనుభవించవలసిందేకానీ, అన్యాక్రాంతం చేయ వీలుకాదు.

(5) మూడేండ్లలో భూమిని సాగులోకి తేవాలి.

(6) ఇంతక్రితమే సాగులోకి వచ్చిన భాగానికి మినహా మిగతాదానికి మొదటి మూడేండ్లు భూమిపన్ను ఉండదు. ప్రభుత్వ నీటితో సాగుచేసే పక్షంలో నీటితీరువ వసూలు చేస్తారు.

(7) పట్టాదారు, లేదా అతని కుటుంబములోని వారు, లేదా, అతని, లేదా అతని కుటుంబంలోని వారి పర్యవేక్షణ క్రింద కూలీలతో సాగుబడి జరుగవచ్చు.

సాధ్యమయినంత త్వరలో ఈ పనిని పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శ్రీ రంగారెడ్డి హామీ యిచ్చారు. కలెక్టరులనుండి నివేదికలు వస్తూనేవున్నవనీ, ఎప్పటికప్పుడు అవసర ఆదేశాలుయివ్వడం జరుగుతున్నదనీ అన్నారు.

శ్రీ వి. విశ్వేశ్వరరావు ప్రాజెక్టు క్రింద భూములను మంజూరు చేయరాదన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇబ్బందులు రాగలవని సూచించారు.

శ్రీ రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిఅయిన తరువాత భూములు మునిగిపోయినవారికి పరిహారంగా ఇవ్వడానికి కొంత భూమిని ప్రభుత్వం ఉంచవలసి వున్నందువ ఇట్టి నిబంధన పెట్టడం జరిగిందని అన్నారు.

శ్రీ జీయర్‌దాస్ మాట్లాడుతూ, ఒకానొకప్పుడు ఈ భూముల పంపిణీ శీఘ్రంగా జరగడానికి వీలుగా అనధికార సంఘాలను నియమిస్తామని ఉపముఖ్యమంత్రి చెప్పారనీ, ఆ ప్రతిపాదన ఏ స్థితిలో ఉన్నదనీ అడిగారు.

శ్రీ రంగారెడ్డి ఆ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించి, అధికారుల ద్వారానే ఈ పని జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, అయితే, స్థానిక అనధికారుల సహకారం పొందవచ్చని సలహాయిచ్చామన్నారు.

శ్రీ ఎల్. లక్ష్మణదాస్ అనధికారులు సరిగా ఈ పనిని నిర్వహించలేక పోవచ్చును ఉపముఖ్యమంత్రి భావన సరికా దన్నారు.

శ్రీ పి. ఎస్. అప్పారావు ఆంధ్రప్రాంతంలో అనధికారులు బాగా పనిచేస్తున్నా రన్నారు. అధికారులకు ఈ పని అప్పగించిన తరువాతనే అవినీతి వంటివి పెరిగా యున్నారు.

శ్రీ రంగారెడ్డి పూర్వం హైదరాబాదు రాష్ట్రంలో అనధికార సంఘాలు ఎలా విఫలమయినదీ వివరిస్తూ, పని సరిగా జరుగకపోయినా, సంతృప్తికరంగా లేకపోయినా, అధికారులమీద చర్య తీసుకునే అవకాశం ఉండగల దన్నారు. ప్రభుత్వదృష్టికి లోపాలు తెస్తే, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోగలదని హామీ ఇచ్చారు.

ఈ స్థితిలో తరువాత ప్రశ్న తీసుకోవాలని స్పీకర్ అన్నారు.

కలకత్తా, ఫిబ్రవరి 22:— కాంగో తొలి ప్రధాని శ్రీ ప్యాట్రిస్ లుముంబా పట్ల గౌరవసూచనగా పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నేడు రెండు నిమిషాలపాటు 'మౌనం' పాటించింది.

విజయవాడ మున్సిపల్ బడ్జెట్

కార్యాలయ భవనాలకు స్టేడియంకు సొమ్ము కేటాయింపు

విజయవాడ, ఫిబ్రవరి 23:—

విజయవాడ పురపాలకసంఘం కార్యాలయ నూతన భవన నిర్మాణం, స్టేడియం, ఆడిటోరియంల నిర్మాణాలకు గాను 1961—62 సంవత్సరాల విజయవాడ మున్సిపాలిటీ బడ్జెటులో 9 లక్షల రూపాయలు కేటాయించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే పురపాలకసంఘ కార్యాలయ భవనానికి గాను 2.5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆడిటోరియం నిర్మాణానికికోరిన 1.5 లక్షల అప్పు విషయం ప్రభుత్వం పరిశీలనలో వుంది.

బడ్జెటును తయారు చేసిన ప్రత్యేకాధికారి శ్రీ అజిత్‌సింగ్ 5 లక్షలరూపాయలు కార్యాలయ భవనాలకు, 3 లక్షలరూపాయలు స్టేడియంకు, 1 లక్ష రూపాయలు ఆడిటోరియంకు కేటాయించారు.

రోడ్డు మారిజన్ల అభివృద్ధి, రోడ్ల అభివృద్ధికిగాను ఒక లక్షరూపాయలు బడ్జెటులో కేటాయించారు. రెండు రిక్షా వంతెనలకు ఏలూరు కాల్వమీద వంతెన ఏడల్పు చేయడానికి 2 లక్షల రూపాయలు కేటాయించారు. ఇంద్రకీలాద్రి పథకానికి 50వేలు, అదే విలువగల మొత్తాన్ని, హైదరాబాదు— బందరురోడ్డు వెడల్పు చేయడానికి కేటాయించారు.

కృష్ణలంకలోని 2 గొట్టపు బావులకు ఒక లక్ష రూపాయలు కేటాయించారు.

పురపాలక సంఘానికి విద్యమీద ప్రాథమిక విద్యగాక 3 లక్షల రూపాయలు ఆదాయంవస్తుందని అంచనా. ఖర్చు దాదాపు 4.29 లక్షలు ప్రాథమికవిద్యకు 2.1 లక్ష, ప్రభుత్వ గ్రాంటు 4.6 లక్షలు వస్తుంది మొత్తం ఖర్చు 6.24 లక్షలు.

నీటిసరఫరా మురుగు పథకాలు

విద్యుచ్ఛక్తి సదుపాయాలు, "నీటి సరఫరా మురుగు నీటి పారుదల పద్దులతో లోటు కనిపిస్తున్నది. ప్రత్యేకాధికారి ఈ విషయాల అభివృద్ధికి గాను ఆదాయం పెంచాలని సూచించారు.

పురపాలకసంఘం ఆరోగ్య శాఖకు నీటి సరఫరాకు, సూయేజి పథకానికి దానికివచ్చే ఆదాయం 4.69 లక్షలు 2.08 లక్షలనుంచి 3.76 లక్షలు, 4.54 లక్షలు వరుసగా చెల్లిస్తున్నారు. నీటి పన్ను ఈ ఏడు 2 లక్షలకు పెరిగే సూచన వున్నది.

ప్రకాశం, రంగా, బోసు విగ్రహాలవద్ద అలంకరణలకు, ఆర్చీలకు 11వేల రూపాయల ఖర్చు అయింది.

హనుమాన్ల పేటలో బాలికా పాఠశాలకుపది వేలు, సెంట్రల్ బ్రాడ్ కాస్టింగ్ పద్ధతి ఏర్పాటు చేయడానికి 32 వేలు కేటాయించారు.

బోటు క్లబ్‌కు ఒక వెయ్యి రూపాయలుకేటాయించారు.

ముత్యాలంపాడు కాలనీ అభివృద్ధికి కూడా కేటాయింపులు జరిగినవి.

చక్కెర వేజ్‌బోర్డు సిఫార్సులు

కేంద్ర ప్రభుత్వం ఆమోదం

ఢిల్లీ, ఫిబ్రవరి 23 :—

చక్కెర పరిశ్రమ వేతనాలబోర్డు సిఫార్సులన కొన్ని షరతులకు లోబడి ఇండియా ప్రభుత్వం అంగీకరించిందనీ, అవి వెంటనే అమలు జరుపబడాలని, ప్రభుత్వం అభిలషిస్తున్నదనీ, కేంద్ర కార్మికశాఖా డిప్యూటీమంత్రి శ్రీ అబిద్‌అలీ నేడు లోక్‌సభలో ప్రకటించారు.

దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు చేయనున్నట్లు మంత్రి వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 23:—

రాష్ట్రంలోని దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలుగా చేయటానికి ఆంధ్ర, తెలంగాణాల దేవాలయాల ఏకీకరణబిల్లులో అవకాశం కల్పించబడినదని దేవాదాయశాఖా మంత్రి శ్రీ కె. చంద్రమౌళి నేడు శాసనసభలో చెప్పారు.

శ్రీ జి. యల్లమందారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆబిల్లు తయారై సిద్ధంగా ఉన్నదనీ, సాధ్యమైనంత త్వరలో సభలో ప్రవేశపెట్టబడగలదనీ మంత్రి చెప్పారు.

శ్రీ ఎన్. వి. కె. ప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ లాకమిషన్ సిఫారసులపై, కేంద్రం రాష్ట్రాన్ని అభిప్రాయం అడిగినదని అర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

ఆకమిషన్ సిఫారసులు కొన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవనీ, ఆ సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను కేంద్రం పరిశీలిస్తున్న ఈ దశలో వాటిని వెల్లడించటం వాంఛనీయంకాదని భావిస్తున్నామనికూడ శ్రీ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

శ్రీ బొడ్డపాటి పూర్ణసుందరరావు అస్తమయం

విజయవాడ, ఫిబ్రవరి 23 :—

'గ్రామోద్ధారక' శ్రీ బొడ్డపాటి పూర్ణసుందరరావు పంతులు (67) నిన్నరాత్రి 9—30 గంటలకు వారి వసతి గృహమందు స్వర్గస్థులైనారని తెలియజేయుటకు విచారిస్తున్నాము.

గుడివాడ తాలూకా చినయేరుకపాడు గ్రామంలో 1894 సం. సెప్టెంబరు 24 వ తేదీన జన్మించారు. 25 సం. బిల్లపాడు గ్రామోద్యోగ పదవి నిర్వహించారు. 1925 సం.లో గుడివాడలో సుందరమ్ గ్రామోద్యోగీయ కళాశాలను స్థాపించి ప్రధానాచార్యులై సుమారు 5,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. "గ్రామోద్ధరణ" అను వార పత్రికకును, ఆంధ్రప్రదేశ్" అను మాస పత్రికకును సంపాదకత్వం వహించి నిర్వహించారు.

భారతీ సమితివారు గుడివాడలో "గ్రామోద్ధారక" అను బిరుదము నొసంగి సన్మానించారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు, భార్య గలరు.

క్వెమోయ్, మట్సూ దీవులపై స్వామ్యం

:x:

కమ్యూనిస్టు చైనాదేనని బ్రిటన్ విస్పష్ట ప్రకటన

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) లండన్, ఫిబ్రవరి 23:—

చైనా కోస్తాలోని మట్సూ, క్వెమోయ్ దీవులు ఫార్మోజాకు చెందవనీ, వాటి యాజమాన్యం చైనాదేననీ బ్రిటిష్ ప్రభుత్వం నిన్న సుస్పష్టంగా ప్రకటించింది.

ఫార్మోజా బలాలు ప్రస్తుతం ఆక్రమించుకొని వున్న ఈ వివాదగ్రస్తములైన రెండు దీవులను చైనా భూభాగంగానే ప్రభుత్వం గుర్తిస్తున్నదా అని కామన్సు సభలో అడిగిన ప్రశ్నకు 'అవును' అని లార్డ్ ప్రీవీసీల్ శ్రీ ఎడ్వర్డ్ హీత్ సమాధానమిచ్చారు.

ఈ దీవులపై చాంగుకై షేక్ అధికారాన్ని నిలుపడానికి అమెరికాచేసే ప్రయత్నాలకు బ్రిటన్ మద్దతు నీయబోదనే హామీ యివ్వగలరా అని ప్రశ్నించగా దానికి సమాధానమీయక ఆయన తప్పించుకొన్నారు.

చైనీస్ కమ్యూనిస్టులు చైనా నడిగడ్డను ఆక్రమించుకొన్నప్పటి నుంచీ ఈ దీవుల విషయంలో కొమిన్‌టాంగ్, కమ్యూనిస్టు బలాల మధ్య వివాదం, సంఘర్షణలు కొనసాగుతున్నాయి.

బ్రిటన్ మాదిరిగా అమెరికా వీటి విషయంలో తన వైఖరిని ఎన్నడూ స్పష్టీకరించి వుండలేదు. ఈ దీవుల రక్షణలో ఫార్మోజాకు తోడ్పడేదీ లేనిదీ యింక నిర్ణయించవలసినది అమెరికా ప్రెసిడెంటు మాత్రమే.

కాంగోకు భారతీయ సైనిక దళాలు

:x:

పంపగల అవకాశం కలదని లోకసభలో ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 23 :—

కాంగోకు సమరసన్నద్ధములైన భారతీయ సైనికదళాలను పంపే అవకాశం కలదని ప్రధాని శ్రీ నెహ్రూ నేడు లోకసభలో పేర్కొన్నారు.

త్రైరాజ్య తీర్మానాన్ని భద్రతాసంఘం ఆమోదించినందున సమితి సెక్రటరీ జనరల్ కాంగోకు యుద్ధంలో పోల్గొనగల సైనిక పటాలాలను పంపవలసిందిగా కోరేపక్షంలో ఇండియాప్రభుత్వం అందుకు అంగీకరించగలదా అన్న డాక్టర్ రాంసుభగ్‌సింగు ప్రశ్నకు సమాధాన మిచ్చిన సందర్భంలోనే శ్రీ నెహ్రూ పై విధంగా అన్నారు.

తాను ప్రస్తుత ఘట్టంలో నిర్దిష్టమైన సమాధాన మివ్వజాలనని అక్కడి పరిణామాల సరళిని చూడగోరుతున్నానని ప్రధాని శ్రీ నెహ్రూ వక్కాణించారు.

అయితే, భద్రతాసంఘం "కొత్త నిర్ణయం" కాంగోకు సమర సన్నద్ధమయిన బలాలను ఇండియా పంపడానికి గల అభ్యంతరాన్ని తొలగించిన మాట నిజమనీ, ఈ సందర్భంలో సమితి సెక్రటరీ జనరల్ కోరికను ఇండియా మన్నించే అవకాశం కలదని ప్రధానమంత్రి వివరించారు.

సైనిక పటాలాలను పంపడానికి ముందు కాంగోనుండి తమ బలాలను ఉపసంహరించుకున్న దేశాలతో ముఖ్యంగా కాసాబ్లాంకాసభ రాజ్యాలతో ఇండియా సంప్రదించగలదా అన్న శ్రీమతి రేణు చక్రవర్తి ప్రశ్నించగా, అటువంటి పరిస్థితి అవసరం ఏర్పడినప్పుడు వాటితో సంప్రతించే అభిప్రాయం ఇండియాకు ప్రస్తుతానికి లేదని శ్రీ నెహ్రూ జవా బిచ్చారు. అయితే, కాంగో విషయంలో ఆఫ్రేషియన్ రాజ్యాలు తమ విధానాలను సమితిలోనూ, వెలుపలను వివరించినప్పుడు ఇండియా తన విధానాన్ని వివరించటం కూడా జరిగిందన్నారు.

సైన్యాలను పంపవలసిందని యిదేవిధంగా సమితి సెక్రటరీ జనరల్ ఇతర రాజ్యాలను కూడ కోరారా అని డాక్టర్ రామ్‌సుభగ్‌సింగు ప్రశ్నించగా, పెక్కు ఆఫ్రేషియను రాజ్యాలను ఆయన కోరారని మలయా సెక్రటరీ జనరల్ అభ్యర్థనను మన్నించి మరికొన్ని దళాలను పంపుతున్నదని ప్రధాని పేర్కొన్నారు.

మరొక అనుబంధ ప్రశ్నకు జవాబిస్తూ, కాంగోకు సేనలను పంపడం విషయంలో తుది నిర్ణయం చెయ్యడానికి పూర్వం ఇండియా సమితి సెక్రటరీ జనరల్‌ను కొన్ని విషయాలలో స్పష్టీకరణను కోరగలదని శ్రీ నెహ్రూ విశదం చేశారు.

దీనికి ముందు విదేశాంగశాఖ పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ సదత్ ఆలీఖాన్ ప్రసంగిస్తూ, సమితి సెక్రటరీ జనరల్ నుండి జనవరి 21 వ తేదీని ఇండియాకు అదనపు దళాలపై అభ్యర్థన అందిందనీ, భద్రతాసంఘం తక్షణమే తీవ్రమైన నిర్దిష్టమైన చర్యలను నిర్ణయించగల పక్షములో ఇండియా సైనిక పటాలాలను పంపగలదని సమాధానమిచ్చి నామని పేర్కొన్నారు.

శ్రీ నెహ్రూ భారతీయసైన్యాలను పంపవచ్చు

వాషింగ్టన్, ఫిబ్రవరి 22 :—

భద్రతాసంఘం కొత్త తీర్మానాన్ని అమలు జరపడానికి సమర సన్నద్ధమయిన సైనిక పటాలాలను పంపవలసినదిగా కోరిన పక్షంలో శ్రీ నెహ్రూ అందుకు తాము సమ్మతించవచ్చుననే భావిస్తున్నామనియిక్కడిఅభిజ్ఞభారతీయవర్గాలు పాశ్చాత్యరాజ్యాలదౌత్యప్రతినిధులు కూడాఅన్నారు.

ఇండియా ఈ కొత్త తీర్మానాన్ని పూర్తిగా ఆమోదిస్తూందనీ, శ్రీ నెహ్రూ సేనలను పంపడానికి లోగడ సూచించివున్న అక్కర్లను యిది నెరవేరుస్తుందనీ భారతీయ వర్గాలవారు అన్నారు

శ్రీ నెహ్రూ వాగ్దానం ప్రభావం అరబ్‌రిపబ్లిక్, సింహళం, లైబీరియాలు తమ తీర్మానం రూపొందించుకొనటం పైన విశేషంగా ప్రసరించిందనీ, దీనిని ప్రతిపాదించిన మూడు రాజ్యాల ప్రతినిధులతోను ఇండియా ప్రతినిధి తరుచు సంప్రదిస్తూ వచ్చారని కూడా భారతీయ వర్గాల వారు అన్నారు.

అయితే, ఎంతమంది సైనికులను పంపడానికి శ్రీ నెహ్రూ సిద్ధపడగలరో అది తెలియుటంలేదని వీరు సూచించారు.

కాంగో సలహాసంఘం నేడు తిరిగి శ్రీ హొమర్ షెల్డ్ అధ్యక్షతను సమావేశ మవుతున్నది. భద్రతాసంఘ తీర్మానాన్ని అమలు జరుపడానికి కనీసం 23,000 సైన్యమయినా ఉండాలని శ్రీ హొమర్ షెల్డ్ లోగడ సూచించారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 :— సిస్‌గంజ్ గురుద్వారంలో ఆశ్రయం పొందుతున్న ఢిల్లీ అకాలీ నాయకుడు సర్దార్ రాచ్‌పాల్ సింగ్ నిన్న సాయంత్రం తనంతట తాను గా పోలీసులకు లొంగిపోయాడు.

అమెరికా జంట ఉపగ్రహాల వైఫల్యం

నిర్ణీతకక్ష్యలో ప్రవేశించలేదట

వాషింగ్టన్, ఫిబ్రవరి 23:—

అమెరికా నిన్నటిరోజున ఒకే రాకెట్‌తో ప్రయోగించిన రెండుఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలో ప్రవేశించలేదని అమెరికన్ అధికారులు ప్రకటించారు. 500 మైళ్ల ఎత్తున ఈ రెండు ఉపగ్రహాలు పరిభ్రమించగలవని శాస్త్రజ్ఞులు ఆశించారు.

కాని రెండు ఉపగ్రహాలు చివరిఅంచె రాకెట్ నుండి విడిపోలేదని, రాకెట్‌తోసహా రెండు ఉపగ్రహాలు కూడా 100 మైళ్ల ఎత్తునవే భూమి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నవని వీరు వెల్లడి చేశారు.

ఈ రెండు ఉపగ్రహాలు కూడా కొద్దివారాలపాటు మాత్రమే భూప్రదక్షిణంచేసి ఆతరువాత వాతావరణం దట్టపు పొరలలో ప్రవేశించి భస్మం కాగలవని జాన్‌హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ కెర్షర్ అనే శాస్త్రజ్ఞుడు ప్రకటించారు.

దలైలామా వినియోగానికి విదేశీ కరెన్సీ

రు. 60 వేల విలువగలది విడుదలచేయబడినట్లు ప్రకటన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 23:—

దలైలామా వినియోగార్థం గత రెండేళ్లలోను మొత్తం 60,000 రూపాయల విలువగల విదేశీ కరెన్సీ విడుదల చేయబడినట్టు ఇండియా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ సదత్ ఆలీఖాన్ నేడు లోకసభలో ఒక ప్రశ్నకు లిఖితరూపకంగా యిచ్చిన సమాధానంలో వెల్లడించారు.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 21:—

నేటి ఓపెనింగ్	33.10
నేటి క్లోజింగ్	33.02

విదేశీ కార్యాలయాలకు భారతీయ ఉద్యోగులు చేరవేసిన పత్రాలు

—లోకసభలో శ్రీ నెహ్రూ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 —

కొంతకాలం క్రితం ఢిల్లీలోని కొందరు ప్రభుత్వోద్యోగులు కొన్ని విదేశీ దౌత్య కార్యాలయాలకు రహస్యంగా అందజేసిన పత్రాలు భారత రక్షణశాఖకు సంబంధించినవి కావనీ, అవి ఇతర దేశాలనుంచి చేరిన నివేదికలకు సంబంధించినవనీ ప్రధాని నెహ్రూ నేడు లోక్‌సభలో తెలియజేశారు.

ఈ గూఢచారి చర్యలను గురించి పలువురు సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నలకు సమాధానం చెపుతూ, ఆయన పై విషయం వెల్లడించారు. ఈ విషయంలో జోక్యంకల విదేశీ దౌత్య కార్యాలయాల పేర్లనుమాత్రం ఆయన తెలియజేయడానికి నిరాకరించారు. ఆయన ఇలా అన్నారు:

"నాకు జ్ఞాపక మున్నంతవరకు ఆ పత్రాలకు రక్షణశాఖకు ఎట్టి సంబంధం లేదు. అసలు ఆ పత్రాలు మనదేశ విషయాలకు సంబంధించినవి కానేకాదు. అవి కొంతవరకు ఇతరదేశాలనుండి మనకు అందిన నివేదికలకుసంబంధించినవి. ఇప్పుడు దాదాపు అన్ని పత్రాలు రహస్యమయినవనే చెప్పబడుతున్నాయి కనుక, అవికూడా రహస్య పత్రాలక్రింద లెక్కకు వస్తున్నాయి. అంతేకాని ఇండియా లో జరుగుతున్న విషయాలను కూపీ తీసే చర్యలు మాత్రం కాదని నేను చెప్పగలను."

ఇటీవల యిండియానుండి విదేశ రాయబారాలు కార్యాలయాల ఉద్యోగులు ముగ్గురిని బహిష్కరించిన విషయమై, అంతకుముందు ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ, భారతీయ కార్యాలయాలలో క్రిందితరగతి ఉద్యోగులు, గుమాస్తాలు మున్నగువారు ఇక్కడగల విదేశీ రాయబార కార్యాలయాలలోని గుమాస్తాలకు కొన్ని రహస్య పత్రాలను అందజేసినట్లు కార్యాలయ అధికారులకు తెలిసిందనీ, అందుపై ఈ విషయంలో జోక్యంగల ఉద్యోగులను తొలగించారని విదేశాంగ వ్యవహారాలశాఖ ఉపమంత్రిణి శ్రీమతి లక్ష్మీమీనన్ తెలియజేశారు.

మన కార్యాలయాలలోని క్రిందితరగతి ఉద్యోగులకు విదేశీ కార్యాలయాలలోని ఉద్యోగులకు పరస్పర స్నేహసంబంధాల విషయమై, కొన్ని నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా, అట్టి నిబంధనలు కొన్ని వున్నాయనీ, వాటిని యిప్పుడు మరింత కఠినం చేస్తున్నామనీ నెహ్రూ చెప్పారు.

"ఈ వ్యవహారంతో సోవియట్ రష్యాకు జోక్యం ఉన్నదని అంటే ప్రధానమంత్రి కాదని ఖండించగల స్థితిలో వున్నారేమో నేను తెలుసుకొనవచ్చునా?" అని శ్రీ అతల్‌బిహారీ వాజపాయీ ప్రశ్నించగా, శ్రీ నెహ్రూ యిలా చెప్పారు :

"గౌరవనీయులైన సభ్యులు అడిగిన తీరును బట్టి ప్రధానమంత్రి అసలు ఈ విషయాన్నే ఇక ప్రస్తావించే స్థితిలో లేరు.

సమితిలో భారతీయులకు పదవులు

మిత్రరాజ్యసమితి సెక్రటేరియేట్‌లో భారతీయుల నియామకం గురించి భారతదేశం ఫిర్యాదు చేయవలసినంతఅవసరం ఇప్పుడేమీరాలేదని ప్రధాని నెహ్రూ నేడు లోక్‌సభలో తెలియజేశారు. గత కొద్ది సంవత్సరాలలో సమితి ఇండియా ప్రాతినిధ్యం చాలా పెరిగిందని, ఇద్దరు భారతీయులు ఉన్నతస్థానాలలో వున్నారనీ ఆయన చెప్పారు. అయితే ఉన్నతస్థానాలలో వున్నప్పటికీ, పలుకుబడిని వినియోగించగల స్థితిలో లేకపోవచ్చునని ఆయన అన్నారు.

సమితి ప్రణాళికను సవరించాలని భారతదేశం కోరుతున్నదనీ, అయితే అందుకు తగినవాతావరణం నెలకొనే వరకు సవరణకు పూనుకోరాదనీ, ప్రచ్ఛన్న యుద్ధవాతావరణంలో ఎట్టి సవరణ జరిగినా అసలుకే మోసం రావచ్చునని ప్రధాని నెహ్రూ పేర్కొన్నారు. అసిస్టెంటు సెక్రటరీ—జనరలులను నియమించడానికి, సమితి ప్రణాళికను సవరించవలసిన పనిలేదనీ, ప్రస్తుత ప్రణాళికననుసరించే వారిని నియమించవచ్చుననీ, నిజానికి సమితిస్థాపించబడినప్పుడు డిప్యూటీ సెక్రటరీ—జనరలులు వుండేవారని కూడా శ్రీ నెహ్రూ విశదీకరించారు. క్రిందటిసారి తాను సమితికి హాజరయినప్పుడు యీవిషయాన్ని తాను ఇష్టాగోష్ఠిగా సూచించాననీ, అయితే సెక్రటరీ—జనరల్‌పదవిని చీలదీయడం వల్ల దాని ప్రాబల్యం, విశిష్టత తగ్గి పోవచ్చునని శ్రీ నెహ్రూ అన్నారు.

ఒరిస్సా శాసనసభ సమావేశం ముగింపు

గవర్నర్ ప్రకటన

భువనేశ్వర్, ఫిబ్రవరి 23 :—

ఒరిస్సా శాసనసభ సమావేశం ఫిబ్రవరి 22 నుంచి ముగిసినట్లుగా గవర్నర్ శ్రీ వై. ఎన్. సుఖ్తాంకర్ ప్రకటించినట్లు ఇవాళ విడుదల చేయబడిన ఒరిస్సా అసాధారణ గెజెట్ ప్రకటన తెలియ జేస్తున్నది.

కాంగ్రెసు — గణతంత్ర పరిషత్తు మిశ్రమ మంత్రివర్గం తక్షణం రాజీనామా నివ్వాలని తాను నిర్ణయించిన ముఖ్యమంత్రి శ్రీ హరేకృష్ణ మెహతాబ్ ప్రకటన విన్నమీదట శాసనసభ ఫిబ్రవరి 21 న నిరవధికంగా వాయిదా పడింది.

ఫిబ్రవరి 21 న మిశ్రమ ప్రభుత్వం రాజీనామా నిచ్చింది. రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఇతర ఏర్పాటు జరిగేవరకు డాక్టర్ మెహతాబ్‌ను, ఆయన మంత్రివర్గంలోని ఇతర సభ్యులను కార్యభారాన్ని నిర్వహించవలసిందని కోరారు.

మధ్యంతరపు ఎన్నికలకు కమ్యూనిస్టుపార్టీ "తీవ్ర వ్యతిరేకత"

ఢిల్లీ, ఫిబ్రవరి 23 :—

కాంగ్రెసు — గణతంత్ర పరిషత్తు మిశ్రమ మంత్రివర్గం రాజీనామా కారణంగా ఒరిస్సాలో మధ్యంతరపు ఎన్నికలు జరగడాన్ని "గట్టిగా వ్యతిరేకిస్తు"న్నట్లు కమ్యూనిస్టుపార్టీ ఇవాళ ప్రకటించింది.

పార్టీ జాతీయ మండలి తీర్మానంలో ఇలా వున్నది: "మూడవ జనరల్ ఎన్నికలు పది మాసాలలో జరగబోతుండగా ఇప్పుడు ఒరిస్సాలో మధ్యంతరపు ఎన్నికలు జరపాలని కాంగ్రెసు అనుకుంటున్నట్లు కనుపిస్తున్నది. ఒరిస్సాలో మధ్యంతరపు ఎన్నికలకు కాంగ్రెసునాయకత్వం అనుకూలంగా వున్నదంటే, అందుకు కారణం అటువంటి ఎన్నికలు కాంగ్రెసుకు అనుకూలంగాను, ఇతరులకు అననుకూలంగాను వుంటవని వారు భావించడంవల్లనే."

"కొద్ది నెలల తేడాలో రెండు జనరల్ ఎన్నికలకు సంసిద్ధం కాగలవని అపారసంపదలు తన అందుబాటులోగల కాంగ్రెసుకు మాత్రం అనిపించవచ్చు"నని కూడా ఆ తీర్మానంలో వున్నది.

యు.పి. మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం

విధానసభలో చర్చ ప్రారంభం

లక్నో, ఫిబ్రవరి 23:—

ఉత్తరప్రదేశ్ విధాన సభలో సోషలిస్టు ప్రతిపక్షం నాయకుడు శ్రీ రాజనారాయణ్ నేడు మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆయన తన అవిశ్వాస తీర్మానంలో 21 విషయాలను పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రభానుగుప్త కౌన్సిల్‌స్థానానికి రాజీనామా చేసిరాణి జెట్ ఉప ఎన్నికలోపోల్గొనాలని కూడ ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానంపైవిధాన సభ నేడు రెండురోజుల చర్చను ప్రారంభించింది.

లావోస్ రాజు సూచనకు సౌవన్నఫౌమా తిరస్కృతి

:x:

సామ్రాజ్యవాదులు బలవంతంగా ఈ ప్రతిపాదన చేయించారని ఆరోపణ

హాంగ్‌కాంగ్, ఫిబ్రవరి 23:—

బర్మా, మలయా, కంబోడియా దేశాలతో తటస్థ పరిశీలక సంఘాన్ని ఏర్పాటు చేయాలని లావోస్‌రాజు సావంగ్‌వర్ధన్ ఆదివారంనాడు చేసిన ప్రతిపాదనకు 'తటస్థ ప్రభుత్వాధినేత' ప్రిన్సు సౌవన్న ఫౌమా నిన్న తిరస్కరించారు.

లావోస్‌లో అమెరికా దురాక్రమణను కప్పిపుచ్చడానికి బౌనోమ్ మితవాద ప్రభుత్వం, సామ్రాజ్యవాదులు కలసి రాజచేత బలవంతంగా ఈ ప్రతిపాదన చేయించారని ఆయన ఆరోపించాడు.

సౌవన్నఫౌమా 'తటస్థ ప్రభుత్వాన్ని' ఇంతవరకు కమ్యూనిస్టు దేశాలు గుర్తించాయి. ప్రిన్స్ బౌనోమ్ మితవాదపక్ష ప్రభుత్వం నెలకొనే ముందు సౌవన్నఫౌమా ప్రభుత్వం లావోస్‌లో ఏర్పడింది.

లావోస్ దేశం మరే ఇతర దేశానికి ప్రమాదకరంగా ప్రవర్తించడంలేదనీ, శాంతియుత మార్గాన్ని అనుసరిస్తున్నదని బుజువు చేయడానికి బర్మా, కంబోడియా, మలయా దేశాలతో తటస్థ పరిశీలక సంఘాన్ని ఏర్పాటుచేయాలని ఆదివారంనాడు లావోస్ రాజు సూచన చేశారు. ఈ సూచనను బ్రిటన్, అమెరికా, ప్రిన్స్ బౌనోమ్ ప్రభుత్వాలు బలపరచాయి.

ప్రిన్స్ బౌనోమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న పాథెట్‌లావో దళాల నాయకుడు సౌవానోఫాంగ్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

లావోస్‌కు సౌవన్నఫౌమా ప్రయాణం

కంబోడియానుండి ప్రిన్స్ సౌవన్నఫౌమా లావోస్‌లో కెప్టెన్ కాంగ్‌లీ, పాథెట్‌లావో దళాల స్వాధీనంలో వున్న ప్రాంతాలను దర్శించే నిమిత్తం సోవియట్ విమానంలో నిన్న బయలుదేరివెళ్లారు.

'నీవు చావంటే నీవు చావు...'

శాసనసభలో గల్లంతు

హైదరాబాద్, ఫిబ్రవరి 23:—

శాసనసభ నేడు వాయిదాపడేముందు రెండు నిమిషాలసేపు గందరగోళంతోనిండిపోయింది.

కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ పి. వెంకటేశ్వర్లు విరామతీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెసు సభ్యులను చావవని అన్నారన్నట్లు సభ్యులకు అనిపించింది. శ్రీ ప్రగడ కోటయ్య వెంటనే ఇలా అన్నారు: "మేము చావాలనుకోవటంలేదు. మీకు ఇష్టమైతే మీరు చచ్చిపోవచ్చు"

శ్రీ వెంకటేశ్వర్లు: "మీకిష్టమైతే మీరే చచ్చిపొండి."

శ్రీ తెంగ్వర్లరాయనాయుడు లేచికాంగ్రెసు సభ్యులను చచ్చిపొమ్మని కమ్యూనిస్టు సభ్యుడు అనటం తగునా అని ఒకపాయింట్ ఆఫ్ ఆర్డర్ మీద అడిగారు.

శ్రీ వెంకటేశ్వర్లు చచ్చిపొమ్మని ముందు తాను అనలేదని చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య కలిగించుకొని శ్రీ వెంకటేశ్వర్లు తానామాట అనలేదని అంటున్నారుకనుక ఒకవేళ అనివున్నటికీ అది ఉపసంహరించుకొన్నట్లే అనీ, అందుచేత ఈవిషయం ఇంతతో విరమించవచ్చుననీ సూచించారు.

స్పీకర్ ముఖ్యమంత్రితో అంగీకరించి ఈవిషయం విరమింపచేశారు.

లాఠీ ప్రయోగం

(1 వ పేజీ తరువాయి)

కూడా ఇలాగే పోలీసులు లాఠీప్రయోగం చేశారన్నారు.

స్వతంత్రపార్టీ ఉపనాయకుడు శ్రీ రాజగోపాలనాయుడు మాట్లాడుతూ పౌరహక్కులకు భంగం కలిగినంతమేరకు తీర్మానాన్ని తమపార్టీ బలపరుస్తుందన్నారు.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు మాట్లాడారు.

పూరేగింపు ప్రశాంతంగా సాగిందనీ, అమెరికా సమాచార గ్రంథాలయంవద్దకు పూరేగింపువేరేసరికిఆకస్మికంగాముడులారీలలో సాయుధపోలీసులు వచ్చారనీ, పోలీసులు గ్రంథాలయం చుట్టూ కాసలా వుంటారని పూరేగింపుదార్లు భావించారనీ, కాని, పోలీసులు పూరేగింపుదార్లనే కొట్టడం ప్రారంభించారని చెప్పారు. పోలీసులు ఎట్టి హెచ్చరిక చేయకుండా కొట్టడం ప్రారంభించారన్నారు.

తనకు దెబ్బలు తగిలినందుకు విచారించటం లేదనీ, అకారణంగా పోలీసులు పూరేగింపుదారను కొట్టినందుకు బాధపడుతున్నాననీ శ్రీ గోపాలకృష్ణయ్య చెప్పారు.

హోంమంత్రి యిలా మాట్లాడారు :

"నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి మిత్రరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బొమ్మను గాడిదమీద కూర్చోపెట్టి పూరేగింపుతో తీసుకువచ్చారు. అమెరికా సమాచార గ్రంథాలయం ముందు పూరేగింపు ఆగింది. బొమ్మను రోడ్డుమధ్య తగులబెట్టారు. రాకపోకలకు అభ్యంతరం కలుగకుండా బొమ్మను కాలిబాటపైనగానీ, రోడ్డు ప్రక్కనుగానీ, తగలబెట్టమని పోలీసు అధికారులు సూచించారు. ఈ సూచనను పూరేగింపుదార్లు పాటించలేదు. పూరేగింపుదారు, పోలీసులుపాద ప్రతివాదాలుజరిగాయి. రాకపోకలకుఅభ్యంతరంకలగకుండాపోలీసులుసమూహాన్ని రోడ్డు పిడుమప్రక్కకు తోశారు. మూకలనుచెదరగొట్టడానికిపోలీసులు లాఠీప్రయోగం చేసివుండవచ్చు. అంతేకాని పూరేగింపుదార్లను కొట్టలేదు. స్థానిక ట్రేడ్ యూనియను నాయకుడు శ్రీ మహేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇలా చేశారు. రాకపోకలు సక్రమంగా నడుపడానికి పోలీసులు ఇట్టిచర్య తీసుకోవాలా లేదా ? అని సభ ఆలోచించాలి."

షోంబీ-సమితి ఒప్పందం

పరస్పరం ఆకస్మిక దాడులు జరపబోమని

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 23:—

ఒకరిపైన మరొకరు ఆకస్మికంగా దాడి జరుపబోమంటూ కాటంగాప్రభుత్వమూ, మిత్రరాజ్యసమితీ ఒక తాత్కాలిక ఒప్పందానికి వచ్చినట్లు కాటంగా దేశీయాంగశాఖ గాడ్‌ఫ్రాయ్ మునంగో ఇవాళ ధ్రువపరిచారు.

దక్షిణ కాటంగాలో బాలుబాజాతి సాయుధులపై ఎలిజబెత్‌విల్లీ ప్రభుత్వం యుద్ధాన్ని సాగిస్తున్నదంటూ మళ్లీ జరుగుతున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా విమర్శించారు.

జాతి నిర్మూలక యుద్ధం జరుగుతున్నదనే ఈ ఆరోపణను మిత్రరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ (ఇండియా) నిన్నను చేశారు.

మధ్య కాటంగాలో జరుగుతున్న సైనికచర్యలో సుమారువదిమందిబాలుబాలుమరణించారనీ, 30 మంది గాయపడ్డారనీ కాటంగా ప్రతినిధి అన్నారు.

ఎలిజబెత్‌విల్లీ ప్రభుత్వానికి, సమితికి సైనిక ఒప్పందం నిన్ననిక్కడ జరిగిన విషయాన్ని ధ్రువపరిచి, ఇది దక్షిణ కాటంగా అంతటికీ వర్తిస్తుందని ఆయన అన్నారు.

కౌలుదారుల రక్షణ బిల్లు

ఒకసంవత్సరం పొడిగిస్తూ శాసనసభ ఆమోదం

హైదరాబాద్, ఫిబ్రవరి 23:—

ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ప్రాంతం) కౌలుదారీ సవరణబిల్లు (1961)ను ఉపముఖ్యమంత్రి శ్రీ కె. వి. రంగారెడ్డి ప్రతిపాదించగా శాసనసభ నేడు ఆమోదించింది.

1956 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ చట్టం కాలపరిమితి 5సంవత్సరాలు. 1961 మే నెల 31 వ తేదీతో సమాప్త మవుతుంది. ఆతర్వాత చాలమంది కౌలుదారులు తొలగింపబడే అవకాశ మున్నదని ఉపముఖ్యమంత్రి బిల్లును ప్రవేశపెడుతూ చెప్పారు.

కౌలుదారీ విషయాలలో మొత్తం రాష్ట్రానికంతకు వర్తించే ఒక సమగ్రమైన బిల్లు 1960 జూలై 15 వ తేదీని శాసనసభలో ప్రవేశపెట్టబడి ఉభయ సభల సంయుక్త పరిశీలన సంఘానికి పంపబడింది.

ఆ బిల్లు సంయుక్త పరిశీలనసంఘం పరిశీలనలో ఉన్నదనీ, అయితే అది 1961 జూన్‌లోగా శాసనం అయ్యే అవకాశం లేనందున 1961 జూన్ మొదటితేదీనుంచి మరొక సంవత్సరం వరకు కౌలుదారులకు రక్షణను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినదని ఉపముఖ్యమంత్రి వివరించారు.

శ్రీ బసవారెడ్డి శంకరయ్య, శ్రీ ఎస్. కె. వి. కృష్ణావతారం, శ్రీ జి. యల్లమందారెడ్డి, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, శ్రీ కె. ఎల్. నరసింహం బిల్లును సమర్థిస్తూ కౌలుదారులకు సహాయం చేయుటంకోసం సమగ్రమైన బిల్లును త్వరలో ప్రవేశపెట్టాలని కోరారు.

శ్రీ బి. సెట్టి అప్పారావు బిల్లును వ్యతిరేకించారు.

మంత్రి సమాధాన మిచ్చిన తర్వాత బిల్లు ఆమోదించబడింది.

ఎరువుల ఫ్యాక్టరీల సమస్య

ఢిల్లీ, ఫిబ్రవరి 23:-

ప్రయివేట్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో, రాజస్థాన్‌లో రెండు ఎరువుల ఫ్యాక్టరీలను స్థాపించే ప్రతిపాదనలను ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదని కేంద్ర పరిశ్రమలశాఖా డిప్యూటీ మంత్రి శ్రీ సతీష్‌చంద్ర నేడు లోక్‌సభలో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణంలోనూ, రాజస్థాన్‌లో హనుమాన్‌ఘర్‌లోనూ ఎరువుల ఫ్యాక్టరీలు స్థాపించడానికి ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

ఏ స్కీమును ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదనీ, కొన్ని ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవనీ, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబడగలదని ఆశిస్తున్నామనీ అన్నారు.

కుష్ఠు సమస్త మహావ్యాధులకు
బొల్లి మొదటి నెలలో 40% నివారణ!! 10% నివారణ!!
లెప్రసిన్ అమోఘ ఔషధము!!!
వివరములకు: గ్రంధే రఘురామ గుప్త
అమరజ్యోతి ప్రొడక్ట్స్

గరీబ్

శ్రేయస్కరం



లాలాజీ దగ్గర రెండు మంచిఆవులు అమ్మకానికి వున్నాయి — బీదవారినుంచి కొనటం మంచిది. — బీదవారికి సహాయం చేయాలని ప్రయత్నమా ? — కాదు —అవసరం వున్నవారితోనే బేరం చేయటం మేలు.

ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఉపాధ్యాయ సభలు

మార్చి 18, 19 తేదీలలో విజయవాడలో జరపడానికి ఆహ్వానసంఘం సన్నాహాలు

విజయవాడ, ఫిబ్రవరి 23:— ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఉపాధ్యాయ ప్రథమ మహాసభలు విజయవాడలో మార్చి 18, 19 తేదీలలో జరుగనున్నవి. ఈ మహాసభలకు అధ్యక్షత వహించుటకు విద్యాశాఖామంత్రి శ్రీ ఎస్. బి. పి. పట్టాభి రామారావుగారు, మహాసభలను ప్రారంభించుటకు ప్రణాళికాశాఖామంత్రి శ్రీ కె. వెంకట రంగారెడ్డి దయతో అంగీకరించారు.

వైజ్ఞానిక మహాసభలు గూడ జరుగనున్నవి. సభలకు అధ్యక్షత వహించవలసిందిగా ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యగారు, ప్రారంభకులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు డా. డి. ఎస్. రెడ్డిగారు ఆహ్వానింపబడిరి. విద్యావేత్తలు, విద్యాధికారులు గూడ మహాసభలకు విచ్చేయుచున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 48 మునిసిపాలిటీల యాజమాన్యాన పనిచేయుచున్న హయ్యర్ సెకండరీ, సెకండరీ, మాధ్యమిక పాఠశాలలోను, ప్రాథమిక పాఠశాలలోను పనిచేయుచున్న 10 వేలమంది ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే వివిధ మునిసిపాలిటీలలోని ఉన్నతపాఠశాల అసిస్టెంట్ అసోసియేషన్ల, ఎలిమెంటరీ టీచర్ల యూనియన్ల తరఫున 500 మంది ప్రతినిధులు ఈ మహాసభలలో పాల్గొనగలరని ఆశిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరకు ఒకే బలమైన ప్రాతినిధ్య సంస్థను నిర్మించుకొనుట. ఉపాధ్యాయులను ప్రత్యేకంగా మునిసిపల్ ప్రాంతాలలోని ఉపాధ్యాయుల నెదుర్కొను అనేక సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను ఆలోచించుటకు, వారి ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక పరిస్థితులను మెరుగుపరుచుటకు కృషిచేయుట, పాఠశాలలలో ఆదర్శమైన క్రమశిక్షణ, నడవడిక, విద్యాబోధన, నైతిక ప్రవర్తన నెలకొల్పుటకు తగిన మార్గములను, అన్వేషించుట ఈ మహాసభయొక్క ముఖ్యోద్దేశ్యమై వున్నది.

తగు సహాయ సంపత్తును ఇచ్చి తోడ్పడాలని ప్రార్థించు చున్నాం.

ఉత్తరప్రత్యుత్తరాలకు:—శంకరకృష్ణమూర్తి, కార్యదర్శి ఆహ్వానసంఘం, ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ టీచర్సు కాన్ఫరెన్సు, హిందీ భవనం గాంధీనగరం, విజయవాడ—2, అని వ్రాయాలని కోరుతున్నారు.

ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారం

పరిశీలనాసంఘాన్ని నియమింపాలన్న ప్రతిపాదన ఓటమి

నెల్లూరు, ఫిబ్రవరి 20:— ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారం పరిశీలించి బదిలీచేసే అధికారులు అనుసరించడానికి కొన్ని నిబంధనలు రూపొందించడానికి అయిదుగురితో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక తీర్మానం గురువారంనాడు నెల్లూరు జిల్లా పరిషత్తు సమావేశంలో వీగిపోయింది. శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణయ్య ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. శాసనసభ్యుడు శ్రీ ఎన్. కాశిరెడ్డి బలపరిచారు.

ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం చాలా అసంతృప్తికి దారితీసిందని, శ్రీ రామకృష్ణయ్య వాదించారు.

శ్రీయుతులు ఎన్. కాశిరెడ్డి, దివి కొండయ్య, పి. యల్లమందారెడ్డి, బసవారెడ్డి శంకరయ్య, ఉ. నరసింహం గారలు తీర్మానాన్ని బలపరుస్తూ, మాట్లాడారు.

శ్రీయుతులు ఆనం సంజీవరెడ్డి, ఎస్. చంద్రశేఖరరెడ్డి, డి. బలరామిరెడ్డి, వి. అయ్యపురెడ్డి, తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు.

చైర్మన్ శ్రీ ఎన్. వెంకురామనాయుడు, పరిపాలనా సౌలభ్యందృష్ట్యా, బదిలీలు జరుగుతూ వుంటాయని, రాజకీయకారణాలు ఏవీ లేవనీ, వివరించారు. వ్యక్తిగతంగా ఎవరికైనా యిబ్బందులు జరిగినట్లు దృష్టికి తేబడినప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు తగువిధంగా సవరించబడగలవని అన్నారు.

1960—61 సవరించిన ఎస్టిమేట్లనూ, 1961—62 బడ్జెట్టు అంచనాలనూ, ఏకగ్రీవంగా పరిషత్తు ఆమోదించింది.

అమెరికాలో నాటకకళ

మిస్‌గిల్డర్ వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 22:— నాటక కళను అమెరికాలో విశ్వవిద్యాలయాలలో, కొన్ని ఉన్నత పాఠశాలలలో మాధ్యమిక విద్య ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు నేర్పుచున్నారని ప్రఖ్యాత అమెరికా నాటక రచయిత మిస్ రోజమండ్ గిల్డర్ నిన్న ఇక్కడ తెలియజేశారు. ఈ కళను నేర్చుకొనుటకు గ్రహించిన విద్యార్థులకు కొంత ప్రోత్సాహం ఇస్తున్నారని చెప్పారు.

జ్యూబిలీహాలులో ఆంధ్రప్రదేశ్ నాట్యసంఘం సభ్యుల నుద్దేశించి మిస్ గిల్డర్ మాట్లాడారు.

కొన్ని సంవత్సరాల క్రిందట పారిస్‌లో అంతర్జాతీయ నాటకశాల సంస్థను నెలకొల్పుటను గూర్చి ప్రస్తావించారు. ఈ సంస్థకు ఇప్పుడు 43 దేశాలలో అనుబంధ నాటకశాలలున్నాయనీ, ప్రతిదేశం రాజధాని నగరంలో అటువంటి కేంద్రాలను నెలకొల్పాలనీ మిస్‌గిల్డర్ సూచించారు.

ఉదయశంకర్ అమెరికా పర్యటనతో భారతీయ నృత్య విశిష్టతను అమెరికా దేశస్థులు గ్రహించగలిగారన్నారు.

ఆకివీడుకు ఆరోగ్యాధికార్ల రాక

ఆకివీడు, ఫిబ్రవరి 21:— గుంటూరు రీజినల్ అసిస్టెంటు డైరక్టరు (ప్రజారోగ్య) డాక్టరు మొహమ్మద్ అసముద్దీన్‌ఖాన్, అసిస్టెంటు జిల్లా హెల్తు ఆఫీసరు గార్లు ఆకివీడు గ్రామము వచ్చి, గ్రామములో వున్న స్ఫోటకము కేసులను తనిఖీ చేసినారు. ప్రజారోగ్య ప్రత్యేక సిబ్బంది కూడ తవచ్చినది. ఈ రోజువరకు మశూచివ్యాధి 34 గురుకు తగులగా 5 గురు చనిపోయిరి. 2600 మందికి టీకాలు వేసిరి.

రష్యాలో విశ్వకవి 'అభిసారిక' ప్రదర్శనం

నృత్యనాటికకు ఆంధ్రకళాకారుని దర్శకత్వం

మాస్కో, ఫిబ్రవరి 23:— ఇటీవలి ఠాగూర్ శతజయంతి ఉత్సవ సందర్భంలో మాస్కోలోని భారత రాయబారి కార్యాలయం తరఫున 'ప్రేమదాన్ని'తో విశ్వకవి రవీంద్రుని గేయం 'అభిసారిక' శ్రీ గిడుతూరి సూర్యం దర్శకత్వాన నృత్యనాటికగా ప్రదర్శింపబడి ప్రేక్షకుల ప్రశంసలను పొందినది.

మాస్కో ఫిల్ముస్టూడియోలో శ్రీ గిడుతూరి శిక్షణ

భారత ప్రభుత్వం సిఫారసుపై రష్యన్ ప్రభుత్వపు విదేశభాషా ప్రచురణాలయంలో తెనుగు అనువాదకునిగా వెళ్లిన శ్రీ గిడుతూరి సూర్యం మాస్కోలోని భారత రాయబారి కార్యాలయం వారి సిఫారసుపై ప్రస్తుతం మాస్కోలోని మాస్ ఫిల్మ్ స్టూడియోస్‌లోనూ, టెలివిజన్ స్టూడియోస్‌లోనూ దర్శకునిగా, ఆర్టు డైరెక్టర్‌గా శిక్షణ పొందుతున్నారు.

మాస్కో టెలివిజన్ స్టూడియోస్‌వారు రష్యన్ భాషలో ప్రదర్శించిన "అంగ్ అంగ్ రాస్తా" అనే భారత నాటకానికీ, మాస్కో మల్టీఫుల్ ఫిల్మ్స్టూడియోస్‌వారు నిర్మించిన "ప్రేమించిన మేఘం" అనే పప్పెట్ చిత్రానికీ, మాస్కో థియేటర్ 'రొమేన్' వారు రష్యన్‌లో ప్రదర్శిస్తున్న 'సోనీ మహివాల్' అనే నాటకానికీ, ప్రభుత్వ సాంస్కృతిక ఇన్‌స్టిట్యూట్ వారుతయారు చేస్తున్న 'నలదమయంతి' అనే నృత్య నాటకానికీ శ్రీ గిడుతూరి సలహాదారునిగా, నృత్యదర్శకునిగా యిదివరలో పనిచేశారు. అంతేకాకుండా సోవియెట్ భారత స్నేహసంబంధాల సంఘం వారు, మాస్కో విశ్వవిద్యాలయంవారు, యింకా యితర స్థానిక సంస్థలు ఏర్పరచిన అనేక సాంస్కృతిక సభలలో వీరూ, వీరి రష్యన్ శిష్యులూ భారత జానపద నృత్య ప్రదర్శనలను యిచ్చారు, ఇస్తున్నారు.

రష్యన్ భాషలో తెలుగు యువకుల గేయాలు

మాస్కో, ఫిబ్రవరి 23:— మాస్కో "మొలదాయ గ్వార్డియ" ("యంగ్ గార్డ్") ప్రచురణాలయంవారు హిందీ, తెలుగు, తమిళం, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, మలయాళ భాషలలోని యువకవుల గేయాలను రష్యన్‌లోకి అనువదించి "భారతీయ యువకవులు" అను శీర్షికతో ఒక కవితాసంపుటాన్ని యిటీవలనే ప్రచురించి సోవియెట్ పౌరులకు భారతయువకవుల గేయమాధుర్యాన్ని అందించారు. ఆసియా అధ్యయనాల ఇన్‌స్టిట్యూటు ఆఫ్ ఏకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో భారత సారస్వత విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్న శ్రీ ఇ. చెలిషేవ్‌గారు యీ గేయాలను కూర్చి ఉపోద్ఘాతం వ్రాశారు. తెనుగుగేయాలను రష్యన్‌లోకి అనువదించడంలో శ్రీ గిడుతూరి సూర్యం, శ్రీమతి జోరియు, పెద్దునివేవగార్లు సహాయపడ్డారు.

శ్రీమతి విశాలాక్షి, శ్రీమతి నాయని కృష్ణకుమారి, శ్రీయుతులు కుందుర్తి ఆంజనేయులు, ప్రయాగ కోదండ రామశాస్త్రి, బెల్లంకొండ రామదాసు, రమణారెడ్డి, కే. శే. శిష్ట్లా, సుంకర సత్యనారాయణ, బాలగంగాధరతిలక్, తుమ్మల వెంకట్రామయ్య, పూట్ల కొండయ్య, చిరంజీవి మొదలైనవారి గేయాలు తెనుగువిభాగంలో ప్రచురింపబడ్డాయి.

హెరాంప్రభువు ఢిల్లీకి ప్రయాణం

రాణి నేపాల్ పర్యటనలో పాల్గొనే నిమిత్తం

లండన్, ఫిబ్రవరి 23:— బ్రిటీషురాణి ఎలిజబెత్ నేపాలులో అధికార పర్యటన జరిపే సందర్భంలో ఆమె వెంట వుండేందుకుగాను బ్రిటిష్ విదేశాంగమంత్రి హోం ప్రభువు శుక్రవారంనాడు న్యూఢిల్లీకి విమానంలో బయలుదేరి వెళ్ళగలరని అధికారపూర్వకంగా తెలుస్తున్నది.

ఆయన ఢిల్లీలో ప్రధానినెహ్రూను కలుసుకొని లావోస్, కాంగో వంటి ప్రపంచ సమస్యలను గురించి చర్చించగలరని ఇక్కడ రాజకీయవర్గాల వారు భావిస్తున్నారు.

రాణి, ఆమె బృందం ఆదివారంనాడు ఢిల్లీనుంచి నేపాలుకు బయలుదేరి వెడతారు. భారత రాజధానిలో వుండే కొద్దికాలంలో హోంప్రభువు కార్యక్రమం గురించి అధికార సమాచారమేమీ యింకా తెలియలేదు.

దక్షిణాఫ్రికా బహిష్కరణకు ఇండియా కృషి

తామెంతో ఆశలు పెట్టుకొన్నామని డాక్టర్ దాదూ ప్రకటన

కలకత్తా, ఫిబ్రవరి 23:— జాతీయ విచక్షణ విధానాలతో తలబిరుసుగా ప్రవర్తిస్తున్న దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి వివేకం కలిగేటట్లు ఇండియా [illegible] ప్రయత్నించగలదని తాము ఆశిస్తున్నామని దక్షిణాఫ్రికా భారతీయ కాంగ్రెసు నాయకుడు డాక్టర్ యూసుఫ్ దాదూ నిన్న యిక్కడ ప్రకటించారు.

భారతదేశ పర్యటన ముగించుకుని మలయా దేశానికి ప్రయాణమై పోయేముందు పి. టి. ఐ. విలేఖరితో మాట్లాడుతూ, ప్రధాని నెహ్రూతో తాను [illegible] మాట్లాడినట్లు తెలియజేశారు. ఈ సంభాషణలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నవనీ, కామన్వెల్త్ నుండి దక్షిణాఫ్రికాను బహిష్కరించే విషయమై, ప్రధానంగా చర్చించామని డాక్టర్ దాదూ చెప్పొన్నారు.

దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్ రాజకీయపార్టీల నాయకులు, శ్రీ [illegible], శ్రీ [illegible]తో కలిసి కామన్వెల్త్ దేశాలలో డాక్టర్ యూసుఫ్ దాదూ పర్యటిస్తున్నారు.

భారతదేశంలో పర్యటన ముగించుకుని మలయాకు వెళ్ళిపోయారు.



"ఆంధ్రప్రభ" సంపాదకులు శ్రీ నీలంరాజు వేంకటశేషయ్య నర్సాపురం విచ్చేసిన సందర్భమున "రామకృష్ణ భవన్"లో తీసిన ఛాయాచిత్రం: శ్రీ కురిసేటి రామకృష్ణమూర్తి, పాలకొల్లు శాసనసభ్యుడు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, "ఆంధ్రప్రభ" సంపాదకులు శ్రీ నీలంరాజు వేంకటశేషయ్య, తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు శ్రీ రుద్రరాజు రామలింగరాజు, శ్రీ చక్రావధానుల రెడ్డప్ప దవేజీ, పాలకొల్లు, నర్సాపురం విలేకరి శ్రీ బంగార్రాజుగార్లను ఈ చిత్రంలో చూడవచ్చు

కాశ్మీర్‌పై పాకిస్తాన్ చైనాలనుండి ప్రమాదం

ఇండియా జాగరూకతతో వ్యవహరించాలని లోకసభలో పలువురు సభ్యుల హెచ్చరిక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— కాశ్మీర్ సరిహద్దు సమస్యపై పాకిస్తాన్, చైనాలు రెండూ ఒక ఒప్పందానికి రావడంవల్ల ఇండియాకు గలిగే ప్రమాదాలు గురించి లోకసభలో నిన్న జరిగిన చర్చలలో సభ్యులు హెచ్చరించారు.

జాతీయ సమైక్యత, విదేశ వ్యవహారాలపై నిన్న జరిగిన చర్చలలో పలువురు సభ్యులు కేంద్రీకరించి ప్రసంగించారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తుల ఆటలు కట్టించి, జాతీయ సమైక్యతా సాధనకు సమర్థవంతమయిన చర్యలు తీసుకోవాలని కొందరు సూచించారు.

జబల్పూరు మతకలహాలను కొందరు సభ్యులు తమ ప్రసంగములో ప్రస్తావించారు. ఈ సంఘటనలు జరుగకుండా ముందుగనే పరిస్థితిని అదుపులో పెట్టడానికి స్థానిక అధికారులు ప్రయత్నించలేదని కొందరు సభ్యులు విమర్శించారు.

బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ రాక సందర్భంలో జరిగిన ఏర్పాట్లపై గణతంత్ర పరిషత్ సభ్యుడు శ్రీ సురేంద్రనాథ్ మహంతీ, ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్‌లమధ్య కొంత వాగ్వివాదం జరిగింది. ఎలిజబెత్‌రాణి పర్యటన నిమిత్తం, 25 కోట్ల రూపాయలు ఖర్చుచేయటం, సిగ్గుచేటని శ్రీ సురేంద్రనాథ్ మహంతీ విమర్శించారు.

వెంటనే ఆర్థికమంత్రి జోక్యం కలిగించుకుని, 25 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినమాట పూర్తిగా అబద్ధమని చెప్పొన్నారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదం క్రిందకు భారతదేశం తిరిగిపోగలదనేఅభిప్రాయం యితరులకు కలిగించరాదని శ్రీ మహంతీ అనగానే శ్రీ మొరార్జీ దేశాయ్ నిరసన తెలిపారు.

వెంటనే లోకసభలో కొంత కలవరం బయలుదేరింది. డిప్యూటీస్పీకరు సభ్యులు ప్రశాంతంగా ఉండవలసిందని విజ్ఞప్తి చేశారు.

పాకిస్తాన్‌పట్ల ఇండియా కఠినవైఖరి అవలంబించాలని కొందరు కాంగ్రెసు సభ్యులు సూచించారు. ప్రతిపక్ష సభ్యులు పాకిస్తాన్‌పట్ల మెత్తమెత్తగా వ్యవహరించటం తగదని అన్నారు.

కాంగ్రెసు సభ్యురాలు శ్రీమతి మంజులాదేవి ప్రసంగిస్తూ, కామన్వెల్తునుండి దక్షిణాఫ్రికాను వెలివేయాలని కోరారు.

దేశంలో సోషలిస్టు సిద్ధాంతానికి అనుగుణంగా ప్రణాళికలను ప్రభుత్వం అమలు జరుపాలని ఒక కాంగ్రెసు సభ్యుడు సూచించారు. సహకార వ్యవసాయం, ఆహార ధాన్యాలలో ప్రభుత్వ వ్యాపారాన్ని ఈ రెండు కార్యక్రమాలను ప్రభుత్వం కట్టిపెట్టాలని మరొక కాంగ్రెసు సభ్యుడు విజ్ఞప్తి చేశాడు.

ఆంధ్ర కాంగ్రెసు సభ్యుడు శ్రీ టి. విశ్వనాథరెడ్డి ప్రసంగిస్తూ, దేశంలో యువకులు అందరిచేతా, నిర్బంధ జాతీయసేవ చేయించటం మంచిదని సూచించారు. జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమంలో యువకులు అందరు పాల్గొనేటట్లు చేయడానికి యిలాంటి పథకం అవసరమన్నారు.

నూనె అన్వేషణలో విదేశాంగ కంపెనీలతో జరుగుతున్న సంప్రదింపులను ప్రస్తావించి, దేశ ప్రయోజనాలకు భంగకరంగా ఒప్పందం కుదుర్చుకోకుండా చూడవలసిందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాంగో సంఘటనలపట్ల కొందరు సభ్యులు ఆందోళన కనబరిచారు. కాంగోలో తటస్థ ప్రభుత్వాన్ని నిర్పరచాలని రక్షణ బాధ్యతను సమితి స్వీకరించాలని, ఒక సభ్యుడు సూచించారు. బెల్జియం మొబుటూ షోంబేలను శిక్షించాలని పలువురు కోరారు.

[illegible] సభ్యుడు శ్రీ బ్రజ్‌రాజసింగ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని విమర్శించారు. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న 'శాంతయుతవిదేశాంగవిధానం' ఫలితంగానే చైనా, పాకిస్తాన్‌లు ఇండియా భూభాగంపై దురాక్రమణలు జరుపగలిగినవని అన్నారు.

జబల్పూర్ సంఘటనలు

శ్రీ ఎ. ఎం. తారిక్ (కాంగ్రెసు) మాట్లాడుతూ జబల్పూరు సంఘటనలు అదుపులో పెట్టడంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. 1947 విభజన [illegible] తరువాత పరిస్థితులకు కొన్ని [illegible] జబల్పూరు సంఘటనలు భారతదేశం లౌకిక రాజ్యాంగ విధానాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఈ సంఘటనలు జరిగినవని విమర్శించారు.

రిపబ్లికన్ పార్టీ సభ్యుడు శ్రీ డి. ఎ. కాలే, ప్రసంగిస్తూ, ఆర్థికవ్యత్యాసాలను తొలగించడానికి నిర్దిష్టమయిన చర్యలు అవసరమన్నారు. మహారాష్ట్ర, మైసూరు, రాష్ట్రాల సరిహద్దు వివాదాన్ని కేంద్రం పరిష్కరించాలని సూచించారు.

స్వతంత్ర సభ్యుడు శ్రీ ప్రతాపసింగ్ దౌలాతా ప్రసంగిస్తూ, కుల, మత శక్తులనుండి దూరంగా ఉంటూ, కాంగ్రెసు పార్టీ యితరులకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు.

శ్రీ ప్రతాపసింగ్ దౌలాతా కాంగ్రెసు పార్టీలో చేరడానికి దరఖాస్తు పెట్టినవారిలో ఒకరు.

ప్రెసిడెంట్ అధికారాలు

జబల్పూరు సంఘటనలపై విచారణ జరుపడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసిన నిర్ణయం పట్ల ఫ్రాంక్ ఆంథోనీ హర్షాన్ని వెలిబుచ్చారు. ప్రెసిడెంట్ అధికారాలు గురించి ప్రస్తావిస్తూ, రాజ్యాంగం 74, 75 నిబంధనలు అనుసరించి మంత్రివర్గ సలహాను ప్రెసిడెంటు పాటించాలనే నిర్బంధం ఏమీ లేదన్నారు.

అందువేత కాంగ్రెసుపార్టీ మెజారిటీస్థానంలో ఉన్నప్పుడే ప్రెసిడెంట్ హక్కులను పరిమితం చేస్తూ, రాజ్యాంగాన్ని సవరించటం సముచితమని సూచించారు.

నాగవిద్రోహుల నిర్బంధంలో వైమానికులు

లోకసభసభ్యుల ఆందోళన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— నాగ తిరుగుబాటుదారుల నిర్బంధంలోనున్న నలుగురు వైమానికుల పట్ల లోకసభ సభ్యులు నిన్న ఆందోళన వెలిబుచ్చారు. వీరి విడుదలకు జరుగుచున్న ప్రయత్నాలు యింతవరకు సఫలం కాలేదని డిప్యూటీ రక్షణమంత్రి సర్దార్ సుర్జిత్ సింగ్ ప్రశ్నోత్తరాల సందర్భంలో వెల్లడించారు. కాని ప్రజాక్షేమం దృష్ట్యా వివరాలను వెల్లడించేయబోమని శ్రీసుర్జిత్‌సింగ్ చెప్పొన్నారు.

'ప్రజాక్షేమం' పేరుతో అనేక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం యివ్వడం లేదని, భారత పౌరుల యోగక్షేమాలు గురించి పార్లమెంటు సభ్యులు తెలుసుకొనడానికి హక్కుకలదని శ్రీ నాథపాయ్, శ్రీ మహావీర్‌త్యాగి స్పష్టంచేశారు.

నాగ కొండల ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిదృష్ట్యా నిర్బంధంలో ఉన్న వైమానికుల గురించి యింతకుమించి వివరాలు వెల్లడించేయడం తగదని రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ విశదంచేశారు. వైమానికులు ఎప్పుడు విడుదల అయేది తాను చెప్పలేనని, కాని సర్వవిధాలా వారిని నిర్బంధంనుండి విడిపించడానికి ప్రయత్నించగలనని శ్రీ కృష్ణమీనన్ హామీయిచ్చారు.

దీనిపై స్పీకర్ జోక్యం కలిగించుకొని వైమానికుల విషయం తెలుసుకోవాలని సభ్యులు ఆంధోళన చెందుతున్నారని చెప్పొన్నారు.

వైమానికులను విడుదల చేయించే బాధ్యతలు ఒక సివిల్ అధికారికి అప్పగించారని, నిర్బంధం నుండి వదిలిపెట్టిన పక్షంలో 50 వేల రూపాయలను ముట్టచెప్పగలమని ప్రభుత్వం సూచించినదని వెలువడిన వార్తలు నిజమేనా అని శ్రీ హేమ్‌బారువా ప్రశ్నించారు.

దీనిపై ప్రధాని నెహ్రూ జోక్యం కలిగించుకొని వైమానికులను విడుదలచేయించే బాధ్యత మరొకరికి అప్పగించే ప్రస్తావన లేదనీ అట్లే 50 వేల రూపాయలను ముట్టచెప్పే విషయం కూడా [illegible] చెప్పారు.

మణిపూర్ ప్రాంతంలో నాగ తిరుగుబాటుదార్ల చర్యలు ఇటీవల ఎక్కువయినవని హోంమంత్రి పంత్ వ్రాతపూర్వకమైన సమాధానంలో చెప్పొన్నారు. డిసెంబర్ నెలనుండి ఇంతవరకు ఇద్దరు అస్సాం రైఫిల్ దళం సభ్యులను నాగవిద్రోహులు హతమార్చినట్లు వెల్లడించేశారు.

నాగ విద్రోహులచే సబ్ డిప్యూటీ కలెక్టరు అపహరణ

ఇంఫాల్, ఫిబ్రవరి 23:— ఉఖ్రుల్ సబ్ డివిజన్‌లోని ఫంగియార్ సబ్ డిప్యూటీ కలెక్టరును ఆయన ఇంటినుంచి నాగవిద్రోహులు ఫిబ్రవరి 12 రాత్రి ఎత్తుకుపోయినట్లు నిన్న ఇక్కడికిచేరినవార్తలవల్ల తెలుస్తున్నది. ఆయనను బాగా కొట్టి, మరునాడు ఉదయం అడవిలో వదలివేశారు.

భద్రతాసంఘ తీర్మానం అమలుకు ప్రయత్నం

హామర్‌షెల్డ్‌చే సలహాసంఘ సమావేశం ఏర్పాటు

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

మిత్రరాజ్య సమితి, ఫిబ్రవరి 22:— భద్రతా సంఘం కొత్తగా ఇచ్చిన విస్తృత నూతనాధికారాలను ఎలా వినియోగించాలనే విషయం నిర్ణయించడానికిగాను మిత్రరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ కాంగోనుగురించిన తన సలహా సంఘపు మరొక సమావేశం గ్రీన్విచ్ కాలం ప్రకారం ఇవాళరాత్రి ఎనిమిది గంటలకు (ఇండియా కాలం ప్రకారం రేపు తెల్లవారుజామున రెండున్నర గంటలకు) జరగాలని నిర్ణయించారు.

మిత్రరాజ్యసమితినాయకత్వానగాక కాంగోలో వున్న సైన్యాన్ని, ధనాశతో సైనికులుగా పనిచేస్తున్నవారిని, రాజకీయ సలహాదారులను, అందరినీ తక్షణం ఉపసంహరించవలసిందని బెల్జియమ్‌కు, ఇతరదేశాలకు లేఖలు పంపడం ఈ నిర్ణయాల ప్రకారం తీసుకునే ప్రథమ ప్రత్యక్షచర్య కావచ్చునని భావిస్తున్నారు.

కాంగోలో శాంతిపునరుద్ధరణకై బలప్రయోగం జరుపవలసిందని శ్రీ హామర్‌షెల్డ్ అతిత్వరలో ఉత్తర్వు నివ్వకపోవచ్చునని ఉన్నతాధికార వర్గాలవారు సందేహాన్ని వెలిబుచ్చారు.

తన సేనను ఉపసంహరిస్తానని సమితికి సూడాన్ హెచ్చరిక

కాంగోలోని మిత్రరాజ్య సమితి సైన్యాన్నుంచి తన సైనికులను ఉపసంహరించనున్నట్లు సూడాన్ ప్రెసిడెంట్ శ్రీ ఫెరిక్ ఇబ్రహీమ్ అబ్బౌద్ హెచ్చరించారు.

శ్రీ హామర్‌షెల్డ్‌కు ఫిబ్రవరి 15 న పంపిన ఒక తంతి వార్తలో ఆయన ఈ విధంగా తెలియజేశారు:

"ఒక నిర్ణీతకాలంలోపల కాంగో స్వాతంత్ర్యం సరిహద్దుల భద్రత, స్థిరత్వం అనే మూడు లక్ష్యాలసాధన జరుగుతుందని పూర్తి హామీ, లభిస్తేతప్ప సూడాన్ తన సైన్యాన్ని ఉపసంహరిస్తుం"దని శ్రీ అబ్బౌద్ ప్రకటించారు. "ఈ మూడు లక్ష్యాల సాధన జరగదే"దని కూడా ఆయన అన్నారు.

భద్రతాసంఘ తీర్మానాన్ని దిక్కరించే యత్నాలు

కాంగోలో షోంబీ ప్రభృతులు ముమ్మరంగా సాగిస్తున్న సూచనలు

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 22:— సైనిక సమీకరణ ఉత్తర్వు నిచ్చిన కాటంగా ప్రెసిడెంట్ షోంబీ తన విమానాశ్రయాలను గాని, రైళ్లనుగాని సమితిసేనలు ఉపసంహరించరాదని కూడా ఉత్తర్వు నివ్వవచ్చునని భావిస్తున్నారు.

కాంగోలో శాంతిసాధనకుగాను అవసరమైతే బలప్రయోగం జరుపవచ్చుననీ, అధికారం లభించిన సమితి, షోంబీ ధిక్కారచర్యలను సహించకపోవచ్చుననీ, ఇది ఘర్షణకు దారితీయవచ్చుననీ భావిస్తున్నారు.

కివూ రాష్ట్రంలోని పల్లెప్రాంతాలలో తిరుగుతున్న అరాచక కాంగోలీస్ సైనికులవల్ల వందల కొద్దీమంది శ్వేతజాతీయులు ప్రమాదానికి లోనైవున్నారు. వీరిరక్షణకుగాను ఆ రాష్ట్రానికి విమానాలలో సైనికులను పంపే విషయమై కూడా మిత్రరాజ్య సమితి ఆలోచిస్తున్నది.

రామ్‌నాథ్ జిల్లా గ్రామంలో సంఘర్షణ

రిజర్వుపోలీసు బందోబస్తు

మధురై, ఫిబ్రవరి 23:— [illegible] గ్రామానికి ప్రత్యేక సాయుధ రిజర్వు పోలీసు దళాలను పంపినట్లు రామ్‌నాథ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలియజేశారు.

కాంగ్రెస్, కమ్యూనిస్టుపార్టీలకు చెందిన రైతులమధ్య క్రిందటి వారం కొట్లాట జరిగినట్లు వార్తవచ్చిన పిమ్మట రిజర్వు పోలీసులను అక్కడికి పంపారు.

[illegible] గ్రామంలో కమ్యూనిస్టుపార్టీ రైతు ఒకడు కాంగ్రెస్ పార్టీ రైతు [illegible] తగాదావచ్చిందనీ, కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన అయ్యప్పాను [illegible] ఇంటిపై కమ్యూనిస్టు రైతులు దాడిచేసి, ఇంటిపైన రాళ్ళు రువ్వగా అయ్యప్పాను ఇంట్లో దాక్కున్నాడనీ, పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు. పక్క గ్రామంలో క్యాంపుచేస్తున్న పోలీసు సూపరింటెండెంట్ వెంటనే ఆగ్రామానికి వెళ్ళారు. పోలీసులు గ్రామంలో గస్తీ తిరుగుతున్నారు.

ఉపాధ్యాయులకు సౌకర్యాలు

మద్రాసు ఆదర్శాన్ని పాటించాలని కేంద్రం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— ప్రావిడెంట్, జీవితభీమా, పెన్షన్ సౌకర్యాలను ఉపాధ్యాయులకు కల్పించిన మద్రాసు ప్రభుత్వ ఆదర్శాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పాటించాలని తాము అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తిచేసినట్లు లోకసభలో కేంద్ర విద్యామంత్రి శ్రీమాలి ప్రకటించారు.

కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ సౌకర్యాలను ఉపాధ్యాయులకు కలిగించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆయన అన్నారు.

తరుచు పార్లమెంటు సభ్యుల గోష్ఠి

ఏర్పాటుచేయాలని స్పీకరు సలహా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సరియైన సమాధానం లభించలేదనే అసంతృప్తిని పోగొట్టి సందేహాన్ని నివృత్తిచేయుడంకోసం మంత్రులు, తరుచుగా పార్లమెంటుసభ్యుల సమావేశాలు ఏర్పరుస్తూ వుండాలని నిన్న లోకసభలో స్పీకర్, మంత్రులకు విజ్ఞప్తి చేశారు.

పెట్రోలు సహజ వాయువు కమీషన్‌కు మంత్రిస్థానే, ఒక సాంకేతికజ్ఞుడు పూర్తికాలాన్ని వినియోగించి పనిచేయుడానికై అధ్యక్షునిగా అతన్ని నియమించాలని నేడు అంచనాల కమిటీ లోకసభకు సిఫారసు చేసింది.

మద్రాసు ఆంధ్రవాణిజ్య మండలి ఆదాయం

పన్ను మినహాయించాలని మద్రాసు హైకోర్టు తీర్పు

మద్రాసు, ఫిబ్రవరి 22:— ఆంధ్ర వాణిజ్య మండలి (మద్రాసు) కి తన ఆస్తులపై వచ్చే ఆదాయానికి ఆదాయపుపన్ను చట్టంలోని 4 (3) (1) సెక్షన్ క్రింద పన్ను మినహాయించాలని మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచి నేడు తీర్పు ఇచ్చింది.

మద్రాసులోని ఆంధ్ర వాణిజ్య మండలి ఆస్తులపై 1947 నుంచి 1953 వరకు వచ్చిన ఆదాయంపై పన్ను విధించగా మండలి ఆదాయం పన్ను ట్రిబ్యునల్‌కు అపీలు చేసికొన్నది. ట్రిబ్యునల్ ఈ విషయంలో మండలికి మినహాయింపు ఇయ్యవచ్చునేమో తెలుపవలసిందిగా హైకోర్టును కోరింది. దానిమీదట న్యాయమూర్తులు శ్రీ పి. రాజగోపాలన్, శ్రీ కె. శ్రీనివాసన్‌లు ఈమినహాయింపు ఇయ్యాలని నేడుతీర్పుఇచ్చారు.

ప్రదేశ్ కాంగ్రెస్ సివిక్‌బోర్డు సమావేశం

తెలంగాణా మునిసిపాలిటీల ఎన్నికవిషయంపై చర్చ

హైదరాబాద్, ఫిబ్రవరి 23:— ప్రదేశ్ కాంగ్రెస్ సివిక్‌బోర్డు గాంధీ భవనంలో ఫిబ్రవరి 25 న సమావేశం కానున్నది. తెలంగాణా ప్రాంతంలో పురపాలక, సంఘాల ఎన్నికల విషయం ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏప్రిల్ 26 న ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థిపత్రాలు దాఖలుచేసే తుదిరోజు మార్చి 26. తెలంగాణా ప్రాంతంలో 16 పురపాలక సంఘాలున్నాయి.

చపుటపల్లిలో బ్రాంచి పోస్టాఫీసు

[illegible], ఫిబ్రవరి 22:— [illegible] శ్రీ [illegible] ప్రారంభోత్సవం జరిపారు. [illegible]

పంచాయతీ కమిటీల అధ్యక్షుల ఎన్నిక

[illegible], ఫిబ్రవరి 21:— [illegible] తాలూకాలోని ఆయా పంచాయతీ కమిటీల అధ్యక్షులు ఎన్నికైనారు. [illegible]: శ్రీ బి. వెంకటస్వామి, [illegible] శ్రీ [illegible], చెన్నారావుపేట: శ్రీ [illegible], నాచిపల్లి: శ్రీ రంగారెడ్డి, [illegible]: శ్రీ [illegible].

ఆంధ్ర, కేరళ స్టేట్‌లోని మలబార్‌జిల్లా, మూడు దక్షిణ జిల్లాలు రాంనాడ్, మధురై, తిరునెల్వేలి మినహా మద్రాసు స్టేట్‌కు డిస్ట్రిబ్యూటర్లు: ఈస్టర్న్ ఏజన్సీస్. 49 బందర్‌వీధి. మద్రాసు-1.



మన పంచాయితీలు

నూటికి నూరుపాళ్లు పన్నులు వసూలు చేసిన పంచాయతీలు

యలమంచిలి, ఫిబ్రవరి 21:— 1961 మార్చికి వసూలు కావలసిన పన్నులు ఈ క్రింది చోట్ల నూటికి నూరుపాళ్లు వసూలైనట్లు విశాఖజిల్లా పంచాయితీ ఆఫీసర్ మా విలేఖరికి తెలియజేశారు.

నర్సీపట్నం డివిజను: అమ్మపేట, కొమరవోలు, బుచ్చింపేట, కపుంతలం, శరభభూపాలపట్నం, యరకన్నపాలెం, చినగుమ్ములూరు, లింగప్పకొరపాలెం, కొండపాలెం, లింగాపురం, వలసంపేట.

విశాఖపట్నం డివిజను: చింతలపాలెం, కొత్తపల్లి, సోమవరం, జుత్తుపురెడ్డి తుని.

విజయనగరం డివిజను: జుత్తాడ, తునివలస, రాయపురాజుపేట, పెదగోగన్న, కనిమెరక, బొన్నవోలు, పి. భీమవరం, గుస్ఠిపలింగ భూపాలపురం అగ్రహారం, తిమ్మనపాలెం, పాట్టినారపాలెం, శ్రీరామపట్నం, నరసయ్యపేట.

పైని వివరించిన గ్రామములలో 100 శాతం పన్నులు వసూలు చేయుటకుగాను కృషిసల్పిన ఆయా గ్రామ పంచాయితీ అధ్యక్షులు, పర్సీపట్నం, రోలుగుంట, కశింకోట, గజపతినగరం, నక్కపల్లి, వడ్డాది సమితులకు చెందిన విస్తృతాధికారులు చోడవరంతాలూకా డిప్యూటీ పంచాయితీ ఆఫీసర్లు అభినందనీయులన్నారు.

ఏటిమొగ పంచాయతీ నూతన భవనం

(మన విలేఖరి)

బందరు, ఫిబ్రవరి 21:— దివితాలూకా చివరనున్న మత్స్య పారిశ్రామిక గ్రామమైన ఏటిమొగలో కృష్ణాజిల్లా పరిషత్తు చైర్మను శ్రీ యార్లగడ్డ శివరామప్రసాద్ గ్రామస్తులునిర్మించుకున్న పంచాయితీ భవనానికి ప్రారంభోత్సవం జరిపారు. బందరు నుండి శ్రీ రాజావారు రాగానే మేళ తాళాలతో ఎదుర్కొని గ్రామస్తులు ఊరేగింపుగా భవనం వద్దకు తీసుకువెళ్లారు.

భవన నిర్మాణ వివరాలు అవనిగడ్డ బ్లాకు ఆఫీసరు శ్రీ ఎం. కామేశ్వరశర్మ ఎలక్షన్ ఆఫీసరు వరి శ్రమలు, శ్రీ ఏలేశ్వరపు కృష్ణమూర్తి వివరించారు. భవనానికయిన ఖర్చు తూవత్తు, గ్రామస్తులు విరాళాల రూపముగా సమకూర్చారు. ఇది రు. 5700.

బందరు వాస్తవ్యులు శ్రీ పెదసింగు నాగేశ్వరరావు అధ్యక్షత వహించి మత్స్యపారిశ్రామికుల స్థితిగతులు మెరుగుపడుటకు తగు శ్రద్ధ వహించాలని కోరారు. శాసనసభ్యుడు శ్రీ మల్లిపూడి రాజేశ్వరరావు పతాకోత్సవము చేసి, సభ ప్రారంభం చేశారు.

శ్రీ భోగాదుల మాణిక్యాలరావు శ్రీ బండ్రెడ్డి సాంబశివరావు మాట్లాడారు. శ్రీ వల్లభనేని సుబ్బారావు వందనా ర్పించారు.

శ్రీ రాజాగారు అవనిగడ్డ సమితికార్యాలయాన్ని దర్శించారు.

రామచంద్రపురం లైబ్రరీ

అనంతరం మోదుమూడి పంచాయితీవారు రామచంద్రపురం వెళ్లి అక్కడ గ్రామ పుస్తక భాండాగారం ప్రారంభోత్సవం జరిపారు. గ్రంథాలయాన్ని ప్రజలు ఎక్కువగా ఉపయోగించావలెన్నారు.

శ్రీ మల్లెపూడి రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు.

పంచాయితీ అధ్యక్షులు శ్రీ సనకా రాఘవయ్య స్వాగతపత్రం సమర్పించారు. శ్రీ ఎం. వెంకటస్వామి, వి. నారాయణమూర్తి, జి. మాణిక్యాలరావులు ప్రసంగించారు. శ్రీ రాఘవయ్య వందనార్పించారు.

కృష్ణాజిల్లా బ్లాక్ సమితుల అధ్యక్షుల సంఘం

కృష్ణాజిల్లాలో యిప్పటికి 16 బ్లాకులువేర్పడి పని చేయుచున్నవి. వాని అధ్యక్షులు తమ సాధక బాధకముల పరిరక్షణ నిమిత్తం, సంఘముగా ఏర్పడిరి. జిల్లాపరిషత్ కార్యాలయములో జరిగిన యీసమావేశమునకు పరిషత్ అధ్యక్షులు శ్రీ శివరామప్రసాద్ అధ్యక్షత వహించిరి. యీ సమావేశమునందు పైలవరం పంచాయితీ సమితి అధ్యక్షులు శ్రీ ఎస్. వి.ఆర్. జి. నరసింహారావు కార్యదర్శిగను, గూడూరు సమితి అధ్యక్షులు శ్రీ బూరగడ్డ నిరంజనరావు అధ్యక్షులుగను ఏకగ్రీవంగ ఎన్నికైరి.

ఈ క్రింది తీర్మానములామోదించబడెను. సమితి అధ్యక్షులు, జీపులవాడకములో గల నిర్బంధములను తొలగించి వారు తమ ఉద్యోగములో జీపులను స్వేచ్ఛగా వాడుకునేటట్లు రూల్సుసవరించవలసిందిగాను, హైదరాబాదు రాచ కార్యములపై వెళ్లినప్పుడు పంచాయితీ సమితుల అధ్యక్షులు ప్రభుత్వ అతిథిగృహములను, (అసెంబ్లీ సభ్యుల విడిదులు ఖాళీగా వున్నవి) తమకు నసకు ఉప్పించ వలసిందిగాను ప్రభుత్వమును కోరిరి. రైల్వేపాసు వండు, రిజిస్ట్రేషన్సర్చార్జి 2—5 వంతు తదితరరంగానచ్చు రాబడులను సమితుల వాటాలు యిప్పించ వలసిందిగా ప్రభుత్వమును కోరారు. సమితి అధ్యక్షులు తమ కార్యాలయాలలో నియమించిన తాత్కాలిక, సిబ్బందిని సెలక్షన్ కమిటీ వారు ఆమోదించి స్థిరపర్చవలసిందిగా కోరిరి.

ఉద్యోగుల సెలక్షన్ కమిటీలో సమితి అధ్యక్షుల సంఘానికి కూడ ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.

దేవరకొండ సమితి మేలాఉత్సవాలు

దేవరకొండ, ఫిబ్రవరి 21:— దేవరకొండ పంచాయితీ సమితి ఆధ్వర్యాన మేలా జరిగింది. ఆటల పోటీలు జరిపారు. సమితి అధ్యక్షుడు శ్రీ ఎస్. రంగారెడ్డి పతాకావిష్కరణ చేశారు. శ్రీ రామశర్మగారు ఆటలకు ప్రారంభోత్సవం చేశారు.

జిల్లా కలెక్టర్ శ్రీ అల్లాయార్‌ఖాన్ మేలాకు ప్రారంభోత్సవం చేశారు. శ్రీయుతులు గోపాలరెడ్డి, పుల్లారెడ్డి, పర్వతరెడ్డి, కొండలరావు ప్రభృతులు మాట్లాడారు.

శ్రీ రామశర్మగారు వందన సమర్పణ చేశారు.

కాంగ్రెస్ సభలకై సన్నాహాలు

దేవరకొండతాలూకా యువజన కాంగ్రెసు ఆధ్వర్యాన ఇదంపల్లి గ్రామంలో కాంగ్రెసు సభలు మార్చి మొదటివారంలో జరపదలిచామని శ్రీ డి. పరాంకుశరెడ్డి వ్రాస్తున్నారు.

హనుమాన్ జంక్షన్‌లో గ్రామసహాయకుల శిక్షణాశిబిరం

విన్న నూజివీడు పంచాయితీ సమితిలోని బాపులపాడు (హనుమాన్‌జంక్షన్‌లో) గ్రామసహాయకుల శిక్షణా శిబిరము సమితి అధ్యక్షులు శ్రీ మేకా రంగయ్యప్పారావు ఎం. ఎల్. ఎ. గారు ప్రారంభోత్సవం జరిపారు.

జాతీయ జండాను శ్రీ ఎం. అప్పారావుగారు ఆవిష్కరించారు. శ్రీ గోగినేని బలరామకృష్ణమూర్తిగారు (నూజివీడు పంచాయితీ సమితి ఉపాధ్యక్షులు) సభకు అధ్యక్షత వహించారు.

సభలో శ్రీ అలపాటి లక్ష్మయ్యగారు(తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు) శ్రీ ఎం. ఆర్. అప్పారావు గారు, శ్రీ జి. సి. హెచ్. రాధాకృష్ణ గారలు గ్రామ సహాయకుల శిక్షణను గూర్చి ఆవశ్యకతను గూర్చి స్వయం సహాయ ప్రాముఖ్యతను గూర్చి ముచ్చటించారు.

సాయంత్రం శ్రీ అలపాటి లక్ష్మయ్య అధ్యక్షతన శిబిరం జరిగింది. సభలో ప్రభుత్వ పాలసరఫరా కేంద్ర అధికారి శ్రీ ఎం. కామేశ్వరరావు గారు శ్రీ నండూరి వెంకటేశ్వరరావుగారు పాలసరఫరా కేంద్ర ఆవశ్యకతనుగూర్చి ప్రసంగించారు.

ఫిబ్రవరి 9 తేదీన ఖమ్మంజిల్లా కందుకూరు పంచాయతీ కమిటీ ప్రెసిడెంటు కాకరపత్తి రామారావు ఏకగ్రీవముగా ఎన్నికైనారు. స్థానిక ప్రముఖ కాంగ్రెసు వాదులు



రైతు రాజ్యం

పాడి పంటలు

పశువులకు వచ్చే ఉబ్బకల్లు వ్యాధి, కారణం:— పశువులు త్రాగే నీళ్ళలో ఖనిజాలు లేకపోవుట వలన వస్తుంది. పశువులకు మూత్రం ఆగిపోతుంది.

చికిత్స: ఆ నీళ్ళను త్రాగనివ్వ కూడదు. తప్పనిసరి అయితే పశువులకు సెప్టే దాణాలో సిడికెడు ఎముకలపొడి కలపాలి. వ్యాధివచ్చిన వాటిని ఆసుపత్రికి తీసుకొని వెళ్లాలి. ఆపరేషన్ చేస్తారు.

పశువుల కళ్ళలో పువ్వు పూచినప్పుడు: చికిత్స: జింకు సల్ఫేటు, పటిక, బోరిక్ పౌడరు, ఒక్కొక్కటి రెండు వడ్లగింజల ప్రమాణంలో ఒక ఔన్సు నీళ్లలో కలిపి, ఉదయం పది చుక్కలు, సాయంత్రం పదిచుక్కలు, కంట్లో వేస్తూ వుండాలి. లేదా 90 పాళ్ళ వేడినీళ్ళలో పదిపాళ్ళ ఉప్పువేసి, వడగట్టి, చల్లారిన తరువాత, కంట్లో కొద్దిగా పోయాలి. వేడి నీళ్ళలో గుడ్డముంచి, పిండి కాపటం పెట్టాలి.

పశువులకు వంటినిండా కందిగింజలంతపుళ్లు పడినప్పుడు చికిత్స: నేలవాము ఒక తులం, గంధకం ఒక తులం, బెల్లంతో కలిపి, వారం రోజులు తినిపించాలి. పై పూతకు ఆయోడిన్ ఆయింట్‌మెంటు మలాం రాయాలి.

పాడి పశువులకు బొడ్డు నుంచి పొదుగు వరకు వాచినప్పుడు:చికిత్స: గోరువెచ్చనినీళ్ళలో పుప్పువేసి, కాపటం పెట్టాలి. కర్పూరతైలం, కొబ్బరినూనె, హారతి కర్పూరం కలిపి రాయాలి. అప్పుడు వాపు తగ్గిపోతుంది.

పశువులకు వాతం వచ్చినప్పుడు, కాళ్ళుపట్టుకొని లేవలేనప్పుడు చికిత్స: శొంఠి మూడు తులాలు, మిరియాలు 2 తులాలు నవాసాగరం మూడు తులాలు, అతి మధురం మూడు తులాలు, బెల్లంతో కలిపి, నాలుగు రోజులు తినిపించాలి.

పశువులకు దగ్గు ఉన్నప్పుడు చికిత్స: యూకలిప్టస్‌ఆయిల్ కాని, కర్పూర తైలంగాని, ఆవిరి వచ్చే వేడినీళ్ళలో వేసి, బట్టతో మూసి, 20 నిమిషాలపాటు, ఆ గాలిని పీల్చుకొనేటట్లు చూడాలి. తరువాత శొంఠి రెండు తులాలు, మిరియాలు రెండు తులాలు, నవాసాగరం రెండు తులాలు, పొడిచేసి, పావుశేరు బెల్లంతో తినిపించాలి.

పశువులు మాయ వేయకపోతే చికిత్స: పశువు చూడిదిగా ఉన్నప్పుడు, తగిన పోషణలేకపోతే ఇలా జరుగుతుంది. ఆరోగ్యవైన పశువు, రెండు లేక మూడు గంటల్లో మాయవేస్తుంది. 24 గంటల్లో మాయ వేయనప్పుడు వెంటనే పశువైద్యుని సంప్రతించటం మంచిది. లేకపోతే ప్రమాదం జరిగే అవసరం వుంటుంది.

పశువు తోకక్రిందిభాగంనుంచి, పొదుగువరకు చిన్నచిన్న పొక్కులు లేచినపుడు చికిత్స: గోరువెచ్చని వేడినీటితోగాని, మైలు తుత్తం కలిపి, లేక ఫెనాయిల్ లోషన్‌తోగాని, కడిగి ఆరిన తరువాత, కొబ్బరినూనె, వేపనూనె, హారతి కర్పూరం కలిపి రాయాలి.

పశువునోటివెంట, నీరుకారుస్తూ, మేతమేయనప్పుడు చికిత్స: విరేచనపువ్వు పన్నెండు తులాలు, మాపుకాలుప్పు 12 తులాలు, శొంఠి మూడు తులాలు, నీళ్ళలో బాగా కలిపి, పారమారకుండా, పట్టించాలి. తరువాత రెండు తులాలు నవాసాగరం, సూరేకారం మూడు తులాలు, శొంఠి మూడు తులాలు, నేలవాము రెండు తులాలు, అన్నభేది రెండు తులాలు, టించరొనక్స్‌వామికా అరఔన్సు, బెల్లంతో కలిపి వారంరోజులు తినిపించండి. తగ్గిపోతుంది.

పశువు మూత్రం క్రిందపడి నీలిరంగుగా మారుతున్నపుడు చికిత్స: విరోచనపు ఉప్పు రెండు తులాలు, నవాసాగరం మూడు తులాలు, సూరేకారం మూడు తులాలు, శొంఠి రెండు తులాలు బెల్లంతోకలిపి వారం రోజులు తినిపించాలి. నూకల గంజిగాని, బార్లీగంజిగానీ బాగా పట్టించడం మంచిది.

పశువు డొక్కమీద పుండు పడిఅది మానుతూ ఇంకొకటి అవుతున్నపుడు చికిత్స: మైలతుత్తం నీళ్ళతోశుభ్రంగాకడిగి, హారతికర్పూరం, వేపనూనె కలిపి రాయాలి. పుండు మానక పోతే, రక్తపరీక్ష చేయించాలి.

పశువు నల్లకప్పువేస్తూ బలహీనమవుతున్నప్పుడు: కారణం: జోరీగలు రక్తంలో సూక్ష్మజీవులను ప్రవేశపెట్టడంవల్ల యీ వ్యాధి వస్తుంది.

చికిత్స: నేలవాము మూడు తులాలు, సొంఠి మూడు తులాలు, సోడాఉప్పు మూడు తులాలు మెత్తగా పొడిచేసి, అర్ధపావు బెల్లంతోకలిపి ముద్దచేసి వారంరోజులు తిలిపించాలి. అప్పుడు రక్తంలో వున్నసూక్ష్మజీవులు నశించి పశువు ఆరోగ్యంగా వుంటుంది.

పశువు గానుగ మాదిరిగా తిరుగుతూ, మేత, నీరు తీసుకోనప్పుడు:—

చికిత్స:— సోడియంబ్రోమైడు,పొటాషియంబ్రోమైడు, అమ్మోనియం బ్రోమైడు, ఒక్కొక్కటి తులం చొప్పున, అర్ధపావుబెల్లంతో కలిపి. ముద్దచేసి, వారంరోజులు తినిపించాలి.

పశువు పలుచగా పారుకుంటున్నప్పుడు చికిత్స:— 30 వండ్లగింజలయెత్తు మైలతుత్తం, నాలుగుతులాల ఆవాలపిండి, రెండు తులాల అన్నభేది, చూర్ణంచేసి, అర్ధపావుబెల్లంతో కలిపి రెండు రోజులు కొకసారి మూడుసార్లు తినిపించాలి.

పశువులకు వచ్చేజబ్బవాపు:—

ఇది అంటువ్యాధి. ఈవ్యాధిసోకిన పశువుల్ని వేరుచేయాలి. మంచివాటికి వ్యాధినిరోధక టీకాలు వేయించాలి. చచ్చినవాటిని పాతిపెట్టాలి.

పశువు శరీరంపై మచ్చలుపడి తగ్గుతూ హెచ్చుతూ ఉన్నప్పుడు: చికిత్స: శొంఠి మూడు తులాలు, నేలవాము మూడు తులాలు చూర్ణం చేసి బెల్లంతో కలిపి 10 రోజులు తినిపించాలి.

పశువులు వెలలు నిండకుండా యీనినప్పుడు మరియు యీసుకున్నపుడు.

చికిత్స:—మినరల్ మిక్చర్ నాలుగు తులాలు దాణాలో వాడుతూ, బలమైన ఆహారం ఇవ్వాలి. మొలకెత్తిన గోధుమలు మినరల్ మిక్చరుతో కలిపి వాడాలి.

పశువులురక్తంతో మూత్రం పోస్తున్నప్పుడు:

చికిత్స:—దొమ్మరోగుల లక్షణాలుకూడా యిలాగే వుంటాయి.ఇలాంటిసమయాల్లో మిగతా పశువులకు టీకాలు ఇప్పించాలి. గండు ఈగలు కరచి రక్తంలో సూక్ష్మజీవులను ప్రవేశపెట్టడంవలన ఈ రోగాలువచ్చును.అలాంటప్పుడు నేలవాము మూడుతులాలు,సోడాఉప్పు మూడు తులాలు, బెల్లంతో కలిపి వారం రోజులు తినిపించాలి.

పశువుకు కణితవస్తే కాల్చినప్పుడుపుండై గాయమైనప్పుడు:—

చికిత్స:— మైలుతుత్తం నీళ్లలో కడిగి కొబ్బరినూనె, ఎనిమిదిపాళ్ళు, హారతకర్పూరంఒకపాలు కలిపి దూదిలో ముంచి అంటించాలి.

నీరుడు సరిగా పడక బాధపడుతున్నపుడు:—

చికిత్స:—సోడాపుప్పుచెంచా, తినేసోడాచెంచా, సోపు చెంచా, తిప్పతీగ కషాయం మూడు తులాలు, పల్లేరు కాయలపొడి చెంచా, మిశ్రమం చేసి బెల్లంతో కలిపి తినిపించాలి.

పశువు పక్కలు ఎగురవేస్తూ ముక్కుగోళ్ళు,విరుస్తూ రొప్పుతున్నప్పుడు:—

కారణం:— ఇది అజీర్ణవ్యాధి. తిన్నమేత పెద్దకడుపులో జీర్ణంకాక పిడచగాపుండిపోతుంది.

చికిత్స:—ఇటువంటి సమయంలో వేడినీళ్లతో ఎనిమానిచ్చి కడుపు రెండు వైపులా మర్దన చేయాలి. తినేసోడా, వాము, ముష్టివిత్తులపొడి, అమ్మోనియాకార్బ్,చెంచా చొప్పున కలిపిబెల్లంతో తిని పించాలి.

గేదె చెవులు సగమునుండి క్రింది భాగంవరకు పగిలినట్లు తెల్లగా కాయలుకాస్తే:—

చికిత్స:—ఇది ఒకవిధమైన చర్మవ్యాధి. పెనిసిలిన్ ఆయింట్ మెంటు, వాన్ టెర్రమైసన్ ఆయింట్‌మెంటు, మలాం కూడా రాయవచ్చు. ఆలా చేస్తే తగ్గుతుంది.

పాడి పశువులు పాలు బాగా ఇచ్చేందుకుచికిత్స: సోడా పుప్పు రెండు తులాలు, అన్నభేది ఒక తులం, సూరేకారం రెండు తులాలు, శొంఠి రెండు తులాలు, ముష్టిగింజల టించర్ రెండువందల చుక్కలు, సోపుగింజలు ఒక తులం, నేలవాము రెండు తులాలు, బెల్లం ఇరువై తులాలు కలిపి ముద్దచేసితినిపించాలి. పచ్చికమేతతోపాటు పాలకాడ వాడుతూ అరపౌను వేరుశనగపిండి, అరపౌను బెల్లంతో కలిపి ఇవ్వాలి. కొబ్బరిపిండి, నువ్వుల పిండి బెల్లంతో కలిపి, తినిపించినా సరే. ఇలా అప్పుడప్పుడు ఈ పై చికిత్సలుచేస్తూ వుంటే పాడి పశువులు ఆరోగ్యంగావుండి, పాలుబాగా ఇస్తూ వుంటాయి.

గేదె పదే పదే పొర్లుతూ పాలు ఇవ్వనప్పుడు చికిత్స:ఆరోగ్యంగా వున్న పశువు ఈనిన మూడు నెలలకే పొర్లుతుంది. అలా పొర్లటం వల్ల పాలు తక్కువకావు. పదే పదే పొర్లటం అంటే చాలా కారణాలు వున్నవి. పోషణలోటువలన జరుగుతే ఖనిజ లవణమిశ్రమములు, దాణాలో ప్రతిరోజూ ఇస్తూ వుండాలి. గర్భంలోగాని, యోనిలోగాని పుళ్ళు ఇతర వ్యాధులు వుంటే డాక్టరు గారితో సంప్రదించవలెను. వెంటనే చికిత్సకు పూనుకొనవలెను.

పశువుకు కడుపుబ్బి గిరగిర తిరిగి పడిపోతున్నప్పుడు చికిత్స: కడుపులో చిన్నచిన్న పురుగులు వుండటంవల్లకూడా ఇలా జరువగవచ్చు.ముందు విరేచన నానికి, మందు ఇచ్చి తరువాత కాల్షియం టాబ్‌లెట్లు ఇప్పించాలి. విరేచనానికి 20ఔన్సుల ఆముదంతో రెండు ఔన్సుల కర్పూరతైలం పట్టించాలి. కర్పూర తైలం దొరక్కపోతే అరతులం ఇంగువ మెత్తగా పొడిచేసి వాడవచ్చు.

కాలుగిట్టకు చికిత్స:పొటాషియం పర్మాంగనేటు లోషనుతో కడిగి వేపనూనె రాయాలి.

వెర్రి కుక్కకాటుకు చికిత్స: కరిచినచోట నిప్పుతో బాగా కాల్చాలి.తరువాత ఆసుపత్రికి తీసుకొని వెళ్లాలి.

పాలు చేపుకుపచ్చి కారిపోతున్నప్పుడు చికిత్స: చన్ను చివర్లలో ఉండే కండరాలు, నీరసం అవటం వల్ల ఇలా జరుగుతుంది. పాలు చేసగానే పిండుతూ వుండాలి.

కంటికి పుసికట్టి కన్ను ఎర్రపడుతున్నప్పుడు చికిత్స:బోరిక్ యాసిడ్ నీళ్ళతోగాని, ఒక కప్పు నీటిలో వుప్పు చెంచావేసి, దూదిముంచి, చుట్టూ తుడిచి, ఆ నీళ్ళను కంటిలో అప్పుడప్పుడు పిండుతూ వుండాలి.

దూడలు తెల్లగా పారుకుంటున్నప్పుడు చికిత్స:ఇది అజీర్ణం వల్ల వస్తుంది. తినేసోడా, కాచు బలపపుపొడి, చెంచాచొప్పున బెల్లంతో కలిపి, ముద చేసి తినిపించాలి.

పశువులకువచ్చే దొమ్మి లేక దొబ్బ లేక నెరజ రోగము. లక్షణాలు :—ఇది అంటువ్యాధి. ఈ జబ్బును కలుగచేసే సూక్ష్మజీవులు సామాన్యంగా నేలమీద వుంటాయి. పశువులు పచ్చికమేస్తున్నప్పుడు, పశువుల శరీరంలో ప్రవేశించును. ఈ జబ్బు అప్పుడప్పుడు మనుష్యులకుగూడా వచ్చును. ఈ జబ్బువచ్చినప్పుడు పశువు గజగజ వణికిపోవును. 100 డిగ్రీలకుపైగా జ్వరము వస్తుంది. ఈ జబ్బు వచ్చిన పశువులు కండ్లు ఎర్రగా ఉండును. ఈ జబ్బువచ్చినప్పుడు పశువులు నెమరువేయుటగూడా మానును. పూపిరి పీల్చుకొనుటకు చాలాకష్టపడుతున్నట్లుగా వుంటుంది. ఈ జబ్బు వచ్చిన పశువులు పేడవేస్తున్నప్పుడు ఆపేడలో రక్తంగూడా పడుతుంది. కడుపుపుబ్బి ముక్కువెంటగూడా రక్తం కారుతుంది. ఈ పై లక్షణాలన్ని కనపడ్డ కొన్ని గంటల్లోనే పశువు కాళ్లు గజగజ తన్నుకొని చనిపోతుంది. ఈ జబ్బు వచ్చిన పశువులవద్ద ఆరోగ్యకరమైన పశువులను తిరగనివ్వరాదు. ఈ జబ్బుమూలాన చనిపోయిన పశువుల్ని దూరంగా పాతిపెట్టాలి. చికిత్స : ఈ జబ్బు సోకిన పశువులు బ్రతకటం చాలాకష్టం. వ్యాధినిరోధక టీకాలు ముందుగా వేయించుకొంటే సామాన్యంగా ఈ జబ్బురాదు.

పశువులకువచ్చే అరుబాపుకు చికిత్స : తగినంత విశ్రాంతి నివ్వాలి. పుప్పువేసిన వేడి నీటితో కడిగి అయోడిన్ ఆయింటుమెంటు పలాం రాయాలి. వాపుగాపుంటే మందురాసే ముందు వేడినీటిలో గుడ్డముంచి పిండి కాపటం చాలామంచిది.

పశువులకువచ్చే అరు పులిపిరి చికిత్స : ఉప్పువేసిన గోరువెచ్చని వేడినీటితో కడిగి, అయోడిన్ ఆయింటుమెంటు వ్రాయాలి. లేదా రెండు గురిగింజలయెత్తు మైలతుత్తం చటాకునీళ్లలో కలిపి, ఆ నీటితోకడిగి, కొబ్బరినూనె, హారతి కర్పూరం, కలిపిరాసి, పైన పొడిదూది అంటించాలి.

పశువుకు అరుపైన నిమ్మకాయంత కండరం బయటికి వచ్చినప్పుడు :— ఇలాంటిది వచ్చినప్పుడు మామూలు మందులు, పనిచేయవు. అందుకని ఆసుపత్రికి తీసుకొనివెళ్లి శస్త్రచికిత్స చేయాల్సి వుంటుంది.

"కలసి ఉంటె కలదు సుఖం"

మన తోటలు

అరటికివచ్చే మచ్చతెగులు : ఈ తెగులువస్తే అరటిఆకులు ఎండిపోతాయి. చికిత్స : ఫెరినాక్సుగాని, బోర్డోమిశ్రమంగాని, రెండుమూడు సార్లు చల్లాలి.

పచ్చరటికి అనుకూలమైన భూములు : పచ్చరటికి చౌడులేని రేగడినేలలు చాలమంచివి.

అరటిపూత రాలిపోతున్నప్పుడు చికిత్స :— గుజరాలు ఒకపౌను, 20 గాలన్ల నీళ్లు కలిపి కొట్టాలి. అప్పుడు పూత నిలుస్తుంది.

అరటి ఎక్కువకాలం కోతకురాక చిన్న ఆకులు వస్తున్నప్పుడు :— బోన్‌మీల్‌వేసి ఎండ బాగా తగిలేటట్లు చూడాలి.

బొంత అరటి పిలకలువేసే కాపుకు రానప్పుడు: లక్కల్ని పీకివేసి, మూడు పౌనుల వేరుశనగపిండి వేయాలి.

అరటి ఆకులమీద గొంగళిపురుగులు వున్నప్పుడు :— డి. డి. టి. ఒక ఔన్సు, $1\frac{1}{2}$ గాలను నీళ్ల చొప్పున కలిపి చల్లాలి.

అరటిపిందెలు రాలిపోతున్నప్పుడు :— క్యాప్టాలిట్ ఒక ఔన్సు, ఒకటిన్నర గ్యాలన్ల నీళ్ల చొప్పున పూత పూయగానే రెండుసార్లు చల్లాలి.

అరటి ఆకులపై నల్లని మచ్చలు పడుతున్నప్పుడు :— బోర్డుమిశ్రమం ఒకశాతం చల్లాలి.

సపోటాచెట్లకు అనుకూలమైన భూములు:— నీరునిలువని భూములు సపోటాలకు చాలామంచివి.

సపోటాలకు వేయవలసిన ఎరువులు :— మొక్కమొక్కకు 15 అడుగులదూరం ఉండేటట్లు పెట్టాలి. పశువుల ఎరువు, వేరుశనగపిండి, అమోనియా సల్ఫేటు, సూపర్‌ఫాస్ఫేటు, చెట్టు చెట్టుకు పెళ్లగించి, రెండు పౌనుల చొప్పున వెయ్యాలి.

పనసచెట్టు పిందెలకు పురుగు పట్టినప్పుడు, కుళ్లినప్పుడు :— భాస్వరపు ఎరువు వాడుతూ పురుగుపట్టటానికి, కుళ్లడానికి, ఎండ్రిన్ ఒక ఔన్సు నాలుగు గ్యాలన్ల నీళ్ళచొప్పున కలిపి చల్లాలి. కొమ్మ పనసబాగా పెరగకపోవటానికి చికిత్స :— నీరు ఎక్కువగాకుండా, మొక్క నీడలో వుండకుండా చూస్తూ ఫెరినాక్సు చెట్టు మీద భూమిమీద చల్లాలి. పశువులఎరువు, వేరుశనగపిండి, సూపరుఫాస్ఫేటు కలిపి వేయాలి.

పనసపిందెలకు పురుగుపట్టి పుచ్చి, కుళ్లిపోతూవుంటే :— భాస్వరం ఎరువు వేయాలి. ఎండ్రిన్ ఒక ఔన్సుకి, నాలుగు గ్యాలన్ల నీళ్ల చొప్పున కలిపి చల్లాలి.

సపోటతోటలలో వాడవలసిన మిశ్రమపుసాగు:— బీర, బెండ, టమోటా మొదలైన కూరగాయలు వేయవచ్చు. ఈ కూరగాయలువలన గూడ ఫలితం లభించును.

పంపరపనస పూతలేనప్పుడు చికిత్స :—చెట్టుచుట్టూ రెండుగజాలలోతు త్రవ్వి రెండు, మూడు రోజులు ఎండనిచ్చి, వేరుశనగ పిండి, పశువుల ఎరువు, అమ్మోనియం కలిపి, 4, 5 పౌనుల చొప్పున వేసి నీరుపెట్టాలి.

పనసపిందెలు ఒకప్రక్క పుచ్చి రాలిపోతున్నప్పుడు :— పిందెలు పడగానే ఎండ్రిన్ ఒక ఔన్సు 4 గ్యాలన్లనీళ్లలో కలిపి చల్లాలి.

పంపరపనస కాయలు తయారుకాకముందే క్రిందినుంచి పగులుతున్నప్పుడు చికిత్స :— డి. డి. టి. 50 శాతం, ఒక ఔన్సుకి 12 గ్యాలన్ల నీళ్లచొప్పున కలిపి చల్లాలి.

'ఆస్ప్రో' పోటీలో గెలిచిన వారు

1వ. బహుమానము (టై) కె. జ్ఞానాంబాల్—విల్లుపురం
పి. ఎల్. అగ్రవాల్—కలాకంకర్

2వ. బహుమానము (టై) కె. సి. బ్రహ్మరాన—ఇజ్జత్‌నగర్ (బెరైల్లి)
కె. సి. నంబియార్—దాదర్ (బొంబాయి)

3వ. బహుమానము (టై) డి. చక్రవర్తి—కలకత్తా-33
వి. ఎస్. జి. బొనర్జీ—హౌరా-1

4వ. బహుమానము (టై) పి. దామోదరన్ నాయర్ భిలాయ్-3 (దుర్గ్)
వి. షణ్ముగవేల్—మదురై

20 కన్సొలేషన్ బహుమానములు :

జయంతిలాల్ కంథులాల్ ఠక్కర్—డీసా (పాలన్‌పూర్) • మయూర్ సి. పరీఖ్—బొంబాయి • ఎమ్. ఎస్. లోంగె—చికుపతమ్ • వకీల్ చిమన్‌లాల్ ఈశ్వర్‌లాల్—వల్‌సాద్ • దత్తాత్రేయ డి. తల్వార్—బొంబాయి-52 • కె. వరపింగరావు—తుని • డి. ఎ. స్వామి—పూనా-2 • హెచ్. ఎస్. మంజప్ప—సొరబ్ • ఎ. ఎస్. సుబ్బయ్య—మద్రాసు-21 • శ్రీమతి ఆర్. రాజమ్మ పూనా 6 • ఎస్. సాహా—కలకత్తా-3 • పి. వి. లక్ష్మణన్—న్యూ ఢిల్లీ-11 • డా॥ వి. ఎల్. చద్దా న్యూ ఢిల్లీ 1 • శ్రీమతి హెచ్. గ్రహాం—చిత్తరంజన్ • ఎ. వి. డిమెల్లో—బొంబాయి-69 గోర్ధన్ దేవ్‌దాస్—వర్ధార్‌గడ్ • పి. రామచంద్రాని—బొంబాయి 50 • కె. రాజా—మదురై వసంత్ జి. వారు—అంజార్ (కచ్) • అలెక్ ఎస్. ఐచ్—బొంబాయి.

సరియైన జవాబులు

1. 'ఆస్ప్రో' నొప్పులను నివారించును
2. 'ఆస్ప్రో' తల నొప్పిని త్వరగా పోగొట్టును
3. 'ఆస్ప్రో' రొంపను మరియు ఫ్లూ లక్షణములను పోగొట్టును
4. 'ఆస్ప్రో' జ్వరముగా ఉన్నట్లు ఉండుటను తగ్గించును
5. 'ఆస్ప్రో' గొంతుక నొప్పిని త్వరితముగా పోగొట్టును
6. 'ఆస్ప్రో' పంటి నొప్పిని పోగొట్టును
7. 'ఆస్ప్రో' ఆడవారికి బహిష్టు రోజులలో శమనము కలిగించును

బహుమతి పొందిన వాక్యములు

ఇది ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ప్రతి వారికి చాల అందుబాటులో ఉండే ఇంద్రజాలము వంటి చికిత్స | నేను బలుబూ నొప్పులా బాధితుని రెక్కలోకి వాను. నేను వాటి స్వస్థత పొందుతాను

మొదటి అదనపు బహుమానములు : ఒక ఝుంకార్ రేడియో ఒక టిస్సోట్ వాచీ మరియు ఒక నార్టన్ సైకిలు బహుమతి పొందిన ఎంట్రీలు ఏవి బహుమతి పొందాలో నిర్ణయించుట కష్టమైనంత బాగుగా ఉండుటచే ఆస్ప్రో తయారుచేయు వారిచే పై బహుమానములు కూడా ఇవ్వబడినాయి

'ఆస్ప్రో' సేవించండి
మరల నిజముగా స్వస్థత పొందండి!

చాంపియన్ కలాలు

10—1—61 నుంచి 10—3—61 వరకు

ఆంధ్రప్రదేశ్‌లో చెంపరిటి ఫ్రీగిఫ్టుస్కీము. ఓపెనింగు తేది 26—3—61. ఒక్కొక్క కలానికి కన్సెషన్ రేట్లు రు. 1—50, 1—75, 2—00, 2—50, 3—00. పెన్సిల్ సెట్టుకు రు. 4—50. ఒక్కొక్క కలముతో—

- ఒక క్యాలెండరు ఉచితం.
- ఒక ఫౌంటెన్‌పెన్ పాలీ ఉచితం.
- ఒక గిఫ్టు కూపన్ ఉచితం.

—: ప్రతి చోటా అమ్మబడును :—

మోటార్‌సైకిల్సు, కుట్టు మెషీన్సు, సైకిల్ మొదలైన గిఫ్టు స్కీము ద్వారా బహుమతులు యివ్వబడును.

ఏజంట్లు: జే. పి. గుప్త అండ్ కంపెనీ,

కేసరి బిల్డింగు, నిజాంషాహి రోడ్డు, హైదరాబాద్—1. (ఖాన్ అండ్ సన్స్)

కాఫీ బోర్డు - బెంగుళూరు

పూల్ కాఫీ అమ్మకములు - బహిరంగపు పూల్ కాఫీ వేలములు - స్థానిక కాఫీ అమ్మకములు

మార్చి 1961

పూల్ కాఫీ అమ్మకములు

వరుస నెం.	పూల్ అమ్మకం కేంద్రం	అమ్మకం తేది	మ. 3 గం. లకు గాని అంతకు ముందుగాని ఫలితముల ప్రకటన తేది	మ. 3 గం. లకు గాని అంతకు ముందుగాని 50 కిలోసుకురు. 20 ల వంతున డిపాజిట్టుకట్టుటకు గడువు తేది	అమ్మకం షరతుల ప్రకారం సొమ్ము చెల్లింపుకు అమ్మకం తేది
1.	విజయవాడ	8—3—61	9—3—61	13—3—61	13—3—61
2.	మైసూరు	14—3—61	16—3—61	18—3—61	18—3—61
3.	కోయంబత్తూరు	28—3—61	30—3—61	1—4—61	1—4—61

బహిరంగపు పూల్ కాఫీ వేలములు

1.	విజయవాడ	9—3—61	9—3—61	13—3—61	13—3—61
2.	మైసూరు	15—3—61	15—3—61	18—3—61	18—3—61
3.	కోయంబత్తూరు	29—3—61	29—3—61	1—4—61	1—4—61

నోటు: 1. విజయవాడలోతప్ప, ఇతర రెండు సెంటర్లలో గోనెలుకాక వర్క్సు వద్ద సరుకు డెలివరీ చేయవలెను. విజయవాడలో, విజయవాడ డిపోవద్ద సరుకు డెలివరీ చేయవలెను.

2. లోగడ పూల్ అమ్మకములలో ఉపసంహరించుకున్న కొన్ని కాఫీ లాట్లుకూడ కోయంబత్తూరు, విజయవాడ బహిరంగపు పూల్ కాఫీ వేలములలో అమ్మకమునకు పెట్టబడును.

స్థానిక అమ్మకములు

వరుస నెం.	స్థానిక అమ్మకం కేంద్రం	అమ్మకం తేది
1.	విజయవాడ	6—3—61
2.	తిరుచ్చి	13—3—61
3.	మధురై	
4.	తంజావూరు	15—3—61
5.	పాలంకోట	
6.	మద్రాసు	
7.	బళ్ళారి	21—3—61
8.	బెంగుళూరు	
9.	కొట్టాయం	

జి. యస్. శ్రీనివాసన్.
చీఫ్ కాఫీ మార్కెటింగ్. ఆఫీసరు

ఆఫ్-సీజన్ అమ్మకం!

(ఒక పక్షం వరకు మాత్రమే)

ట్రాలీతో కూలరు ధరలో రు 60/- తగ్గింపు

Rs. 60/- REDUCTION ON COOLER WITH TROLLEY

ఇదిగో ఆశ్చర్యకరమైన ఆఫ్ సీజన్ ఆఫరు....



GULMARG MODEL 1000G
PORTABLE AIR COOLER

గుల్‌మార్గ్ మోడల్ 1000జి

పోర్టబుల్ ఎయిర్ కూలర్

తేలికగా నుండును—పోర్టబుల్—ఒక రూము నుంచి ఇంకొకరూములోకి ట్రాలీమీద పెట్టుక పోవచ్చును. 220 వోల్టులు ఏ.సి. మీద పని చేయును. తయారీలో లోపాలుంటే ఒక సం. రం పూర్తి గ్యారంటీ

LIST PRICE Rs. 550/- NOW ONLY 490/- WITH TROLLEY

ఇంతే కాకుండ!

అన్ని ధరలు ఇప్పుడు ఎక్సు—డీలరు

(స్థానిక పన్నులు అదనం.)

జీవితకాలంలో ఒక్కసారే అవకాశం లభిస్తుంది. నష్టయిబు ఉన్నప్పుడే త్వరపడండి.

తయారు చేసినవారు :

ఎలెక్ట్రోనిక్సు లిమిటెడ్,

కనాట్ ప్లేస్, న్యూఢిల్లీ — 1.

ఫ్యాక్టరీ: న్యూ ఇండస్ట్రియల్ టవున్, ఫరీదాబాద్ (పంజాబ్)

"GULMARG" for Summer's Best Comfort

ఉచిత వివరములకు మీ పట్టణంలో మా డిస్ట్రిబ్యూటరునుగాని, డీలరునుగాని అడగండి.

ఆంధ్రప్రదేశ్‌కు డిస్ట్రిబ్యూటర్లు : బంటియా కమర్షియల్ కార్పొరేషన్, రాష్ట్రపతిరోడ్డు, రైల్వేబిడ్జిపక్క, సికింద్రాబాద్.

అధికారం పొందిన డీలర్లు : గుంటూరు : సర్కార్స్ ఆటోమోబైల్స్, రైలుపేట.
విజయవాడ : సర్కార్స్ ఆటో మోబైల్స్, గాంధీనగర్.
ఏలూరు : కిసాన్ ఇంజనీరింగు కంపెనీ, జి. ఎస్. టి. రోడ్డు.

నాగార్జునసాగర్‌ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి

కృష్ణాజిల్లా ప్రాజెక్టుసభ సూచన

విస్సన్నపేట, ఫిబ్రవరి 22:— నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, కేంద్రప్రభుత్వం దాని నిర్మాణ బాధ్యతను వహించాలని, మూడవ ప్రణాళికలో పూర్తి చేయించాలని, కృష్ణాజిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మహాసభలో తీర్మానించారు.

శ్రీ ఎం. ఆర్. అప్పారావు అధ్యక్షతన 17 వ ఈ సభ విస్సన్నపేటలో జరిగింది. లుముంబా, అతని అనుచరుల మరణానికీ, డాక్టర్ వి. ఎస్. కృష్ణ మరణానికీ సభవారు సంతాపం తెలిపారు.

ఆహ్వానసంఘం అధ్యక్షులు శ్రీ కావలి రామగోపాలరావు స్వాగతం చెప్పారు.

శ్రీ పేట బాపయ్య సభను ప్రారంభిస్తూ, నూజివీడు, తిరువూరు, గన్నవరం ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలని ప్రభుత్వానికి తెలుసుననీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అమలు విషయములో పని జరుగుతూనే వుందనీ, అన్నారు.

శ్రీ అప్పారావుగారు అధ్యక్షోపన్యాసములో మనం ఐక్యకృషితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మనకు ఉపయోగపడేలాగున కృషిచేయా అన్నారు.

శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావు ఈ ప్రాజెక్టు వెంటనేపూర్తికావాలని కోరుతున్నా మన్నారు. కేంద్రప్రభుత్వం మనపట్లసవతితల్లి ప్రేమచూపుతున్నదని విమర్శించారు. అయిదారు సంవత్సరాలలో ప్రాజెక్టు రెండుదశలనూ పూర్తికావాలని, అవినీతిగా కృషిచేయా అన్నారు.

శ్రీ పేట రామారావు ప్రాజెక్టుకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.

కౌలుదార్ల రక్షణగడువు పొడిగింపు

సవరణబిల్లు ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 20:— 1856 ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ప్రాంత) కౌలుదారీ చట్టం సవరణకు ఉద్దేశించిన ఒక బిల్లును గెజెట్‌లో ప్రకటించారు.

కౌలుదార్లకు రక్షణను 1961 జూన్ 30వ తేదీవరకూ కలిగించేందుకు ఈ బిల్లు ఉద్దేశింపబడింది. 1956 చట్టంప్రకారం కలుగచేసిన రక్షణ వ్యవధి 1961 మే 31 తో పూర్తి అవుతుంది. అందువల్ల గడువు జూన్ 30వతేదీవరకూ పొడిగింపు జరుగుతుంది. ఆ ప్రాంతంలోగా సమగ్రమైన కౌలుదారీశాసనంరావచ్చు.



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే 'ఆంధ్రపత్రిక'లో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ వెంకటేశ్వర వస్త్రాలయం, ప్రొ: యం. నాగేశ్వరరావు అండ్ జె. ఆదిశేషారావు, గుంటూరు	11—00
శ్రీమతి గొట్టుముక్కల అచ్యుతాయమ్మ, కొవ్వాడ	11—00
శ్రీ పుణ్యాల రామిరెడ్డి, నరసరావుపేట	10—00
జిల్లాపరిషత్ హైస్కూలు ఉపాధ్యాయ సంఘం, కొండపి	10—00
శ్రీ గంధి సూర్యనారాయణ, మండపేట	7—15
శ్రీ యస్. వి. హెచ్. పద్మనాభం, వరంగల్లు	5—00
శ్రీ గొట్టుముక్కల సావిత్రిదేవి, కొవ్వాడ	5—00

రూ. 3—00 విరాళమిచ్చినవారు. క్రి నారాయణరావు.

రూ. 2—00 విరాళమిచ్చినవారు. గోపిరెడ్డి పెద్దిరెడ్డి, వెల్లంకి సత్యనారాయణ శాస్త్రి అండ్ బ్రదర్స్, నర్రా తేజోమూర్తి.

రూ. 1—00 విరాళమిచ్చినవారు. పొగరు రామం, వెల్లంకి వేణుగోపాల కృష్ణారావు, దేవంశ్ల గురప్ప, దేవంశ్ల పోలయ్య.

సంగెపు వీర్రాజు 0—85.

చిన్నవిరాళాలు వసూలయిన మొత్తం రు 1,41,793—61

[illegible] రు. 1,41,866—61

ప్యాపర్రులో అగ్నిప్రమాదం

గుంటూరు, ఫిబ్రవరి 21:— తెనాలితాలూకా ప్యాపర్రు గ్రామంలోని ఒక పొలం 18 వ రాత్రి అగ్నిప్రమాదానికి గురైంది. నష్టం 80 వేలవరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెంటనే సహాయం కావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల పట్టభద్రుల తీర్మానాలు

విజయవాడ, ఫిబ్రవరి 21— శ్రీ వెంకటేశ్వరా ఆయుర్వేద కళాశాల పట్టభద్రుల కార్యవర్గం వారు యిటీవల డాక్టరు టి. రామకృష్ణయ్యగారి అధ్యక్షతన సమావేశమై, 1961 మార్చిలో 13 వ వార్షికోత్సవము జరుపుటకు తీర్మానించారు. ఆసవారిష్టములపై కేంద్రప్రభుత్వమువారి నిర్బంధములను తొలగించగోరుతూ తీర్మానించారు.

స్థానిక వార్తలు

డాక్టరు అచంట లక్ష్మీపతిగారి 83 వ జన్మదినోత్సవం

విజయవాడ, ఫిబ్రవరి 21:— ఆంధ్ర ప్రదేశ్‌లోగల మహామండలి 116 తాలూకా శాఖలు, ఫిర్కా మండలులు, మరియు శ్రీ లక్ష్మీపతిగారి అభిమానులు పూర్తి 3వ తేదిని జరుగు శ్రీ లక్ష్మీపతి గారి 83 వ జన్మదినోత్సవమునుపురస్కరించుకొని రాష్ట్రమంతటా ఆయుర్వేద, ఆరోగ్య ప్రచారక సభలు విరివిగా జరిపి ప్రజాదరణ పొందుటకు కృషి చేయవలసిన దని ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలి ప్రధాన కార్యదర్శి శ్రీ కవిరాజ మోహన్ విజ్ఞప్తి చేయుచున్నారు. ఈ కార్యక్రమాల వివరాలు ముందుగా తమకు తెలిపితే కొంత సాహిత్యం పంపగలమని వారు తెలియ జేస్తున్నారు.

సిద్ధార్థ కళాసమితి ప్రారంభం

విజయవాడ, ఫిబ్రవరి 21:— సంగీత, నాటక, నాట్యాది లలిత కళను ప్రోత్సహించుటకు నాటకములను, నాటికలను, భరత నాట్యముల ప్రదర్శనల నేర్పాటు చేయుటకు, లలిత, శాస్త్రీయ సంగీత సభలను నిర్వహించుటకు విజయవాడలో సిద్ధార్థ కళాసమితి అను క్రొత్తసంస్థ ఒకటి ఇటీవల ఏర్పాటైంది. శ్రీ నేరెళ్ళ లక్ష్మణరావు అధ్యక్షులుగాను, శ్రీ గమిని గోపాలకృష్ణ ఉపాధ్యక్షులుగాను, శ్రీ ఎ. విమల ప్రసాద్ కార్యదర్శిగానూ, శ్రీ సవా నరసింహారావు సహాయ కార్యదర్శిగాను ఎన్నికైనారు.

రామరాజ్యనగర్‌కు విద్యుచ్ఛక్తి విజ్ఞప్తి

విజయవాడ, ఫిబ్రవరి 21:— నిన్న ఉదయం నూరుమంది కాంగ్రెస్ ప్రచారక సమితి సభ్యులు, అధ్యక్షులు శ్రీయార్ల వీరరాఘవరావునాయుడుగారు, కార్యదర్శి శ్రీ పిడుగుపాటి రామకృష్ణారెడ్డిగారి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ శాసన సభాధ్యక్షులు అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు గారిని, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షులు శ్రీ బి. యస్. రాజుగారిని కలిసి వినతి పత్రము సమర్పించారు.

పట్టణములో మూరు మూలలో యున్నరామరాజ్యనగరులో విద్యుచ్ఛక్తి యేర్పాట్లు చేయించవలయునని, పట్టణములోని బీదలకందరికి నివసిస్తున్న పోరంబోకు స్థలాలకు పట్టాలు మంజూరు చేయవలయునని పట్టాలు మంజూరు చేసిన తరువాత, "గృహనిర్మాణ పథకం" క్రింద వారికి గృహ వసతులు కల్పించాలని వినతిపత్రంలో అర్థించారు.

విజయవాడ రేటు పేయర్ల సంఘం

విజయవాడ, ఫిబ్రవరి 21:— విజయవాడ రేటుపేయర్ల సంఘం మొన్న సమావేశమై గన్నవరం బందరు కాలువమీద మునిసిపల్ రహదారి బంగళావద్ద రిక్షా బ్రిడ్జిని వెంటనే కట్టడానికి అవసర చర్యలు తీసుకోవాలని మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్‌ను ఒక తీర్మానంలో కోరారు. విజయవాడ పట్టణంలో భిక్షకులకు ప్రత్యేక వసతులు ఏర్పరచి, వారికి తగు పనులు కల్పించడానికి తగిన స్కీమును 1961—62 మునిసిపాలిటీ బడ్జెట్‌లో ప్రవేశపెట్టాలనికూడా కోరారు.

పట్టణ పరిశుభ్రతను వెలువల చెంతే ప్రాంతాల పనులకు మునిసిపల్ ద్రవ్యాన్ని స్పెషల్ ఆఫీసర్ ఖర్చుపెట్టకూడదని పేర్కొంటూ ఈవిషయంలో న్యాయశాస్త్రరీత్యా తగు చర్యలు తీసుకోడానికి నిర్ణయించారు.

పట్టాభి సేవాదళం తీర్మానాలు

విజయవాడ, ఫిబ్రవరి 21:— శ్రీపట్టాభి సేవాదళంవారు శ్రీకొంగరాపిఅప్పారావు అధ్యక్షతన సమావేశమై ఫిబ్రవరి 1 నుంచి మద్యపాన నిషేధ శాఖను పోలీసుశాఖనుంచి వేరుచేయబడినప్పటినుంచీ విజయవాడ పట్టణంలో మద్యపాన నిషేధం సక్రమంగా అమలు జరగటం లేదని, పట్టణంలో సారా దుకాణాలు ఎక్కువగా పెరిగిపోయినవని ఈ విషయాన్ని అధికార్లు గమనించి తగు ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు.

శ్రీ వి. ఎస్. కృష్ణగారి మరణానికి సంతాపం ప్రకటించారు. నూతన సంవత్సరానికి శ్రీయుతులు పైడిపాటి సింహాచలం అధ్యక్షులుగానూ, శ్రీకొవిదెని యెల్లయ్య ఉపాధ్యక్షులుగానూ, శ్రీ పి. వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి గానూ శ్రీ ముదిగొండ వెంకటావు సహాయకార్యదర్శిగానూ శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు కోశాధికారి గానూ ఎన్నికైనారు. 17 మంది సభ్యులు ఎన్నికైనారు.

టైపురైటింగ్, షార్టుహాండ్ పరీక్షాఫలితాలు

HYDERABAD, Feb. 21

Following are the role numbers of candidates provisionally declared successful in Government Examinations in English Shorthand and English Typewriting (Telengana Area), in October, 1960, conducted by the State Board of Technical Education and Training:

Shorthand (80 W.P.M.)

First Division: 96 196 345 1302 1916 2045 2071 and 2084.

Second Division: 202 830 999 1012 1244 and 1313.

Third Division: 113, 27 29 63 98 201 03 76 338 40 42 87 93 409 10 44 558 59 738 75 826 43 49 72 901 45 1000 04 13 39 1130 1301 08 12 15 43 1425 90 1516 44 48 2044 58 62 68 69 72 75 81 86 2239 42 43 44 55 and 59.

100 W.P.M.

First Division: 832 only.

Second Division: 391 851 1318 1404 and 2145.

Third Division: 351 388 390 423 853 1728 1820 and 2139.

120 W.P.M.

First Division: 2094 2103 2135 and 2230.

Second Division: 838 and 1326.

Third Division: 133 415 839 1140 1322 1550 2008 2034 2111 2114 and 2138.

150 W.P.M.

Second Division: 1330 only.

Typewriting (30 W.P.M.)

First Division: 4 14 60 63 71 74 77 78 79 81 88 96 136 41 42 92 97 202 07 31 68 76 77 91 221 24 25 37 38 439 44 46 86 99 505 24 31 44 56 70 71 72 85 624 39 57 77 728 911 19 24 34 41 44 45 47 52 64 75 82 91 92 98 99 1000 04 31 1153 60 65 80 82 1228 30 38 44 1308 11 43 61 68 69 74 85 1429 36 48 57 65 69 72 86 99 1501 06 15 17 18 19 62 76 78 83 90 93 1621 30 34 67 68 1749 52 58 1813 14 22 42 61 92 1933 63 2320 32 34 47 48 60 66 68 69 70 73 76 and 79.

Second Division: 6 25 82 84 85 99 102 38 45 60 89 95 98 99 200 08 24 32 59 63 81 92 94 313 20 32 433 35 42 51 57 64 87 502 22 25 32 38 45 59 61 65 67 84 92 95 606 34 38 63 702 03 13 14 16 21 24 36 910 21 28 38 43 50 51 72 1018 19 40 68 99 1121 43 57 59 66 71 83 86 87 1207 08 42 62 1310 13 41 46 66 82 88 1432 34 37 47 51 52 61 64 76 77 83 90 92 96 1505 07 08 10 16 20 24 31 66 79 81 1623 29 38 40 43 51 73 1747 54 56 71 90 1800 03 05 07 11 15 23 37 41 43 65 74 1900 02 07 25 27 30 34 88 2316 18 41 43 50 56 63 74 and 78.

Third Division: 5 13 16 17 27 32 37 83 90 93 135 44 46 51 54 59 85 88 96 201 09 14 16 22 36 41 43 54 60 65 67 69 73 75 93 311 30 36 429 31 34 37 45 47 48 52 58 60 62 85 88 91 95 503 10 14 37 41 42 43 53 60 62 66 69 81 82 87 88 91 608 09 25 26 36 54 59 60 66 69 70 71 74 87 91 92 715 20 22 25 34 920 23 29 31 33 35 36 37 39 40 58 61 80 81 87 88 95 1001 08 16 39 61 65 70 1101 07 24 38 49 50 55 56 64 70 74 81 84 85 1215 16 20 21 31 34 40 49 50 63 69 1309 53 54 63 71 73 80 1433 41 42 44 46 59 70 73 87 93 1500 02 09 14 23 25 29 68 75 80 82 84 95 99 1622 24 32 36 37 44 52 53 55 59 62 63 65 69 1745 48 50 51 57 60 61 64 65 66 67 68 70 72 76 78 79 80 81 82 86 88 89 93 94 95 1810 21 24 26 27 38 44 45 54 71 73 83 91 1906 18 19 21 23 29 35 36 40 41 45 49 58 64 84 2313 21 27 36 37 49 54 61 77 and 80.

40 W.P.M.

First Division: 340 63 90 91 481 749 54 56 97 872 74 87 1074 1192 1279 1283 1332 1538 1544 1606 12 13 19 1733 38 42 1849 1975 2138 45 75 78 87 93 2201 21 32 35 40 64 78 87 90 94 99 2300 and 2304.

Second Division: 40 117 167 363 68 88 466 67 68 72 80 82 743 48 51 67 71 76 77 78 82 84 88 90 99 803 06 13 21 58 62 75 77 99 908 1012 75 81 1126 30 91 95 1200 1284 1337 1399 1410 24 25 1534 37 48 1603 04 11 15 75 80 1703 06 18 22 39 1850 51 1914 16 80 2139 40 52 56 63 65 71 73 74 81 84 88 90 94 2207 10 13 24 25 31 36 42 43 50 54 59 61 62 66 68 69 91 2307 08 and 11.

Third Division: 39 41 51 106 07 12 16 20 63 64 66 68 341 45 57 69 70 71 72 78 79 87 739 40 55 57 66 79 96 817 19 61 69 79 82 84 91 92 94 96 900 04 1078 80 1129 39 94 99 1291 1306 36 90 92 96 1406 08 14 18 1536 40 45 50 52 53 1608 82 83 84 1713 20 21 26 43 44 1852 1908 10 12 2134 36 41 42 59 68 77 80 83 85 96 99 2200 14 15 16 18 27 37 39 41 52 58 73 75 79 82 2301 06 and 12.

50 W.P.H.

First Division: 823 30 31 33 34 1555 2030 34 36 and 39.

Second Division: 837 54 57 1037 89 1140 41 1300 02 1556 58 1610 87 91 1653 1951 89 94 96 2008 09 11 21 23 24 27 28 46 49 53 54 58 59 and 61.

Third Division: 823 825 1299 1402 1692 1700 2032 41 and 42.

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ పరీక్షాఫలితాలు

HYDERABAD, Feb. 21

Following are the roll numbers of candidates who have been provisionally declared successful in the Diploma examinations in Mechanical/Electrical / Automobile/Civil/Telecommunications/Mining/Engineering (Telengana area) conducted by the State Board of Technical Education and Training, Andhra Pradesh in November, 1960 :

CIVIL (L.C.E.)

SECOND CLASS: 6 12 20 25 30 31 34 37 39 47 69 71 72 74 77 78 80 90 97 99 100 02 03 04 13 18 20 21 25 28 29 30 32 to 37.

THIRD CLASS: 9 23 29 35 38 41 42 44 45 63 64 65 73 88 91 93 95 98 114 19 22 23 24 39 40.

ELECTRICAL (L.E.E.)

SECOND CLASS: 141 44 60 70 77 83 85 86.

THIRD CLASS: 147 62 64 66 67 68 69 72 74 75 78 79 80 89 96.

MECHANICAL (L.M.E.)

SECOND CLASS: 199 220 23 24 31 32 33 34 37 38 41 56.

THIRD CLASS: 222 26 27 29 36 39 40 44 53 59.

AUTOMOBILE (L.A.E.)

SECOND CLASS: 268 272.

THIRD CLASS: 271 373.

TELE-COMMUNICATIONS (L. Tele-Com. E.)

SECOND CLASS: 3 8 10 12 13.

Following candidates have failed in one subject only and are allowed to reappear for this subject only at the subsequent examination :

Radio Communication II (Transmission) : 1 3 4 9 11.

MINING (L. MINING E.)

SECOND CLASS: 16 to 21.

రేడియో

శనివారం, ఫిబ్రవరి 25

శక 1882 ఫాల్గుణ 6

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా., 7—15 విజయవాడవలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 బృందగానం, మధ్యాహ్నం : 12—30 కార్మికుల కార్యక్రమం, 1—00 వనితావాణి (విజయవాడనుండి రిలే), 1—30 లలిత సంగీత్, ఆర్. హనుమంతరావు, 1—50 తె. వా., 2—00 శాస్త్రీయ సంగీత్, 2—10 ఉ. వా., 2—20 శాస్త్రీయ సంగీత్, 2—30 వాతావరణ సూచన, 3—45 బాలానంద సాయంత్రం : 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 "నగరవాణి" 7—00 తె. వా., 7—15 శ్రీరామ హృదయం, ఉదాహరణాత్మక ప్రసంగము (హిందీ), రాంనిరంజన్ పాండే, 7—40 ప్రసంగము (ఉర్దూ), 7—50 శ్రోతల ఉత్తరాలకు జవాబులు. 8—15 కయాం హుస్సేన్ : సారంగి 8—40 విరామసంగీతం, 8—45 నేటి ప్రసంగం, 8—55 విరామసంగీతం, 9—00 ఇం. వా, 9—15 ఉ. వా., 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమం, తాన్‌సేన్ జయంతి (ఢిల్లీనుండి రిలే), 11—00 విరామసంగీతం, 11—15 తాన్‌సేన్ జయంతి (రిలే), 12—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం : 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వయొలిన్ : నిలయ విద్వాంసులు, 2—20 హైదరాబాద్ ఎ వలె, 2—30 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సాయంత్రము : 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్తుల కార్యక్రమం, 7—00 హై. తె. వా., 7—15 గ్రామస్తుల కార్యక్రమం, 7—30 హైదరాబాద్ ఎ వలె 7—40 ప్రాదేశిక సుగమసంగీత్, 7—50 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—15 నాటిక (విజయవాడనుండి రిలే) 9—30 హైదరాబాద్ ఎ వలె, 12—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం : 6—30 శుభోదయం, 6—40 భక్తి రంజని, 7—00 తె. వా., 7—15 కె. అక్కాజీరావు, వీణ, కంభంమెట్టు వెంకట సుబ్బారావు : మృదంగం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., మధ్యాహ్నము : 12—30 కార్మికుల కార్యక్రమము: (హైదరాబాద్‌నుండి రిలే), 1—00 వనితావాణి 1—30 లయవిన్యాసం : యెల్లా సోమన్న : మృదంగం, అన్నవరపు గోపాలం, : కంజీర, ఆలంగుడి రామచంద్రన్ : ఘటం, ఎం. వి. రమణమూర్తి పల్లవి, 2—00 బొమ్మరిల్లు, 3—00 వాతావరణ సూచన, సాయంత్రం : 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్తుల కార్యక్రమం, 7—00 తె. వా., 7—15 గ్రామస్తుల కార్యక్రమం, 7—30 జీవితంలో రసవద్ఘట్టాలు : వివాహసంబంధము, ప్రసంగము:చావలిజ్ఞానాంబ 7—40 కల్పలత — శ్రోతలు కోరిన పాటలు, 8—15 నాటిక హిందీ), 8—40 కె. అక్కాజీరావు : వీణ, కె. వెంకటసుబ్బారావు : మృదంగం, 9—00 ఆం. వా., 9—15 గణపతి సీరియల్ నాటిక, (3 వ భాగం), గంగాధరుని పెండ్లి, 9—30 అఖిలభారత సంగీతతాన్‌సేన్ జయంతి కార్యక్రమము, (ఢిల్లీనుండి రిలే), 11—00 విరామసంగీతం, 11—15 తాన్‌సేన్ జయంతి, (ఢిల్లీనుండి రిలే), 12—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం : 6—55 మంగళగానం, 7—15 ఈ. వా., 7—30 మధురైమణి అయ్యర్, 8—00 మధురగీతం, మధ్యాహ్నము, 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 ఈ. వా., 2—10 వయొలిన్ యుగళం (నిలయ విద్వాంసులు, 2—30 సంగీతగోష్ఠి, లలితా లక్ష్మీరత్నం, 3—00 వాతావరణ సూచన, సాయంత్రము : 5—30 కవియూర్ పి. కె. రేవమ్మ, 7—15 ఈ. వా., 7—30 జె. అరుంధతి, 8—00 ఈమని శంకరశాస్త్రి, వీణ, 9—00 సంగీతామృతం, నేదునూరి కృష్ణమూర్తి, 9—15 మధురగీతం, 9—30 అఖిలభారత సంగీత కార్యక్రమము, (ఢిల్లీనుండి రిలే), తాన్‌సేన జయంతి, 11—00 వాద్యగోష్ఠి, తాన్‌సేన్ జయంతి, (రిలే), 12—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం : 6—55 మద్రాసు ఎ వలె, 7—00 తె.వా., 7—15 సుప్రభాతం, 7—30 మద్రాసు ఎ వలె, 7—45 మద్రాసు ఎ వలె. 8—00 ఆం. వా., మధ్యాహ్నము : 1—00 కదంబం, 1—30 ఆం. వా., 1—40 గీతమంజరి, 1—50 తె. వా., 2—00 మధుర గీతం సాయంత్రము : 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు, (ఆంగ్లమున), 6—00 ఆం. వా., 6—05 మద్రాసు ఎ వలె, 6—20 ఎం. రాధాకృష్ణ : వయొలిన్, 7—00 తె. వా., 7—15 సంగీతమాల, 8—00 మద్రాసు ఎ వలె, 8—30 కాంచీపురం, పి. జ్ఞానసుందరం, 9—00 ఆం. వా., 9—25 వాద్యసంగీతం, 9—30 పాశ్చాత్య సంగీతం, 11—00 ప్రసార సమాప్తి.

మొగల్తూరు, ఫిబ్రవరి 21:— మొగల్తూరు రాజా మరణించిన సందర్భంగా ఇటీవల సంతాప సూచకంగా కొట్లు మూసివేసి, ఒక సంతాప తీర్మానాన్ని ట్రైలర్ సంఘంవారు చేశారు.

త్రిచూర్ సమీపంలో బస్సు ప్రమాదం

100 మందికి గాయాలు

త్రిచూర్, ఫిబ్రవరి 23:— ఇక్కడకు 25 మైళ్లదూరంలో మధిలకమ్ పైపు ప్రయాణం చేస్తున్న ఒక ప్రైవేటు బస్సు బోల్తాపడడంవల్ల 100 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా వున్నది. గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్చారు.

పారిశ్రామిక వివాదంపై రిట్ పిటిషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 20:— గుంటూరు నేషనల్ టుబాకో కంపెనీకి, దాని ముఠా పనివారలకు మధ్య తలెత్తిన పారిశ్రామిక వివాదాన్ని గుంటూరు లేబర్ కోర్టు పరిష్కారం నిమిత్తం పంపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం చెల్లరాదంటూ కంపెనీ తెచ్చిన ఒక రిట్ పిటిషన్‌ను నేడు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జగన్మోహనరెడ్డి దాఖలు చేసుకున్నారు.

ఈ పిటిషనర్ తరఫున శ్రీ కె. శ్రీనివాసమూర్తి హాజరైనారు.

జంట నగరాలలో అసెంబ్లీ స్థానాలు

హరిజన నాయకుల ప్రకటన

(మన విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 23:— హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలోని శాసనసభా స్థానాలలో మూడింట ఒక వంతు స్థానాలను ఆ నగరాలలోని హరిజనుల సంఖ్యనుబట్టి షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకించాలని శాసన సభ్యులు శ్రీ జి. వెంకటస్వామి, శ్రీ బి. రాజారావ్, శ్రీ జి. రాములు, మాజీ శాసన సభ్యులు శ్రీ జి. అర్జునకుమార్, శ్రీమతి జి. ఎం. రాజమణిదేవి, మరి ముగ్గురు కార్పొరేషన్ సభ్యులు విన్న కోరారు.

కంటోన్‌మెంట్ ప్రాంతంతో కూడ కలుపుకొని బృహత్ హైదరాబాద్ జనాభా 24 లక్షలవుతుందనీ, దీనిలో హరిజనులు దాదాపు 8 లక్షలమంది ఉన్నారనీ ఈ హరిజన నాయకులు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ హరిజనులు కూడ ముఖ్యమైన పౌరులనీ, ఇతరులవలె పన్నులు చెల్లించేవారే అనీ, అయినా జంటనగరాలలో వీరికి అసెంబ్లీస్థానాలను ప్రత్యేకించటానికి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసికొనలేదనీ వీరు అన్నారు.

హైదరాబాద్ కార్పొరేషన్‌లో ప్రత్యేకం ప్రత్యేకించిన 8 స్థానాలు చాల తక్కువని కూడ వీరు అన్నారు.

సైకిల్ - లారీ ఢీకొన్న సంఘటన

ఇద్దరు విద్యార్థుల మరణం

ఒంగోలు, ఫిబ్రవరి 21:— మొన్నరాత్రి రెండవ సినిమా చూసుకొని, ముగ్గురు యువకులు ఒకే సైకిలు మీద వెళ్లారు వెళ్లుతుండగా మార్గమధ్యమున ఒక లారీ వెనుకనుండి వస్తూ, యీ సైకిలుకు ప్రమాదవశమున ఢీకొన్నట్లు తెలుస్తున్నది. డ్రైవరు లారీ నిలపకుండా వెళ్లిపోయా రంటున్నారు.

ఆ ముగ్గురులో ఒకరు అక్కడే మరణించినట్లు తెలియజేస్తున్నారు. రెండవవారు ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో నిన్న మరణించారు. మూడవవారు సురక్షితంగా నున్నట్లు తెలియుచున్నది. లారీ జాడగానీ, డ్రైవరు జాడ గానీ తెలియలేదు.

పోలీసు ఇనస్పెక్టర్ శ్రీ కె. సుబ్బారావు దర్యాప్తు చేస్తున్నారు.

పుష్ప ప్రింటెడ్ చీటీలు మార్కెట్టులోకెల్లా శ్రేష్ఠమైనవి.

నమ్మకము, మన్నిక కలిగిన పుష్ప ప్రింటెడ్ చీటీలనే కొనండి.

చిట్ టెండరు నోటీసు

కైకలూరు పంచాయతి సమితి

కైకలూరు పంచాయితీ సమితికి సంబంధించిన యీ దిగువ పనులకు తెలు, సీను వున్న కంట్రాక్టర్లు వద్దనిని సీలువేసిన టెండర్లు ది 6—3—61 తేదీన కైకలూరు పంచాయితీ సమితి బ్లాకుడెవలప్‌మెంటు ఆఫీసరుగారిచే పంచాయితీ సమితి ఆఫీసువద్ద సాయంత్రం 4 గం. వరకు తీసుకొనబడును. ఆరోజ సాయంత్రము 4—15 గం. టెండర్లు తెరువబడును.

టెండరు ఫారములు 1—3—61 తే నుండి 3—3—61 తేది వరకు ఫారము 1 కి రూ 5—10 కైకలూరు పంచాయితీ సమితిపేర సమితిఫండ్సుకు కైకలూరు సబ్ ట్రెజరీలో చలానకట్టి దరఖాస్తుతో జతపర్చినవారికి, వారి ఆఫీసు సమయములందు అమ్మబడును.

పని పేరు	ఎస్టిమేటుమొత్తం	డిపాజిట్	పనిపూర్తికాలం
1. కైకలూరు కలిదిండిరోడ్డు మెయిన్ టినెన్సుపని.	18000—00	900—00	31—3—61
2. కైకలూరు పంచాయితీ సమితి ఆఫీసువద్ద రెండుసెట్లు సెప్టిక్ టాంకు లెట్రిన్లు కట్టుట.	1000—00	50—00	25—3—61

షరా:— 1. కంట్రాక్టర్లు కైకలూరు పంచాయితీ సమితిలో రిజిష్టరు అయి యుండవలెను.
2. పనుల యితర వివరములు ఆఫీసు సమయములో తెలుసుకొనవచ్చును.

(సం.) టి. జోగిరాజు,
బ్లాకుడెవలప్‌మెంటు ఆఫీసరు.

టెండరు నోటీసు

ది పాలకొల్లు వీవర్సు కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్ సొసైటీ లిమిటెడ్, పాలకొల్లు, (పశ్చిమ గోదావరిజిల్లా)

పాలకొల్లులో చేనేత పనివారి నివాసము నిమిత్తం అయిదు గ్రూపులుగా విభజింపబడిన 46 డాబా గృహములు నిర్మించడానికి సీల్డు టెండర్లు పై సొసైటీ ప్రెసిడెంటు గారిచే 10—3—61 తేది సా. 4 గం. వరకు కోరబడుచున్నవి.

టెండరు నిర్ణీతఫారములో పంపవలెను. సదరు ఫారములు ఒక్కొక్క గ్రూపుకు రు. 2 లు చెల్లించి ప్రెసిడెంటునుండి పొందవచ్చును.

పని పేరు	ఎస్టిమేటు ఖరీదు
1. గ్రూపు 1 :— 10 డాబా బిల్డింగుల నిర్మాణం.	రు. 32,720—
2. గ్రూపు 2 :— 10 డాబా బిల్డింగుల నిర్మాణం.	రు. 32,720—
3. గ్రూపు 3 :— 10 డాబా బిల్డింగుల నిర్మాణం.	రు. 32,720—
4. గ్రూపు 4 :— 10 డాబా బిల్డింగుల నిర్మాణం. రు.	రు. 32,720—
5. గ్రూపు 5 :— 6 డాబా బిల్డింగుల నిర్మాణం. రు.	రు. 19,632—

ఆళ్ళ వీరభద్రరావు,
ప్రెసిడెంటు.



'మత సమైక్యతకు విహ్వం శ్రీ అజాద్'

హైదరాబాద్‌లో వర్ధంతి సభలో ప్రముఖుల జోహార్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 23:—

మౌలానా అబుల్ కలాం అజాద్ తృతీయ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నిన్న ఇక్కడ ఒక పెద్ద బహిరంగసభలో ప్రసంగిస్తూ నిస్స్వార్థంగా దేశసేవ చేయటానికీ, దేశ ఆర్థికపునర్నిర్మాణంలో ఏదో పాత్ర నిర్వహించటానికీ ప్రజలు శపథం గైకొనాలని విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ మంత్రి శ్రీ ఎన్. రామచంద్రారెడ్డి సభకు అధ్యక్షత వహించారు.

మౌలానా అజాద్ స్వాతంత్ర్య పోరాటంలో చెరగని నిస్స్వార్థ యోధుడని, నమ్మిన దానికోసం నిలబడగల ఆయన ధైర్యం ఉన్నతమైనదని ముఖ్యమంత్రి జోహారు అర్పించారు.

మౌలానా సాహెబ్ కులమత తత్వాలకు అతీతుడనీ, ప్రజలు ఆయనను ఆదర్శంగా పెట్టుకొని నడవాలనీ, కుల మత తత్వాలను పెకలించివేయాలనీ లఘుపరిశ్రమల మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్‌లో మత సంస్థలు తల ఎత్తుతుండటం విచారకరమనీ, వాటిని అణచివేయాలనికూడా ఆయన అన్నారు.

అధ్యక్షులు శ్రీ రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ హిందూ ముస్లిమ్ ఐక్యతకు అజాద్ చిహ్నమనీ, భారత స్వాతంత్ర్యసమరంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారనీ అన్నారు.

ఇంకా పలువురు కాంగ్రెసు నాయకులు మౌలానా అజాద్ సేవా త్యాగాలకు జోహారు అర్పిస్తూ ప్రసంగించారు.

హైద్రాబాద్‌లో కార్మికుల సదస్సు

మంత్రి శ్రీ రామచంద్రా రెడ్డి వివరణ

సామర్లకోట, ఫిబ్రవరి 16:—

శ్రీకాకుళంమంత్రి శ్రీ మాకల రామచంద్రరెడ్డి గ్రామసేవాసంఘం ఆధ్వర్యమున జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ఇలా అన్నారు:

"ఫిబ్రవరి ఆఖరు వారంలోకానీ, మార్చి మొదటివారంలో కానీ, హైదరాబాదులో కార్మిక సమ్మేళనం ఏర్పాటుచేయ ప్రభుత్వం సంకల్పించింది. ఈ గోష్ఠికి కేంద్రమంత్రి శ్రీ వి.వి.గిరి ని ఆహ్వానించటం జరిగింది. ఈ సదస్సులో కార్మిక నాయకులు లేబరు ఆఫీసర్లు కూడా పాల్గొని కార్మిక సమస్యలను చర్చించి, తగు పరిష్కారాలను సూచించగలరు.

బహిరంగసభ తిలక్ చౌకులో ఏర్పాటు చేయబడింది. సభకు తూర్పుగోదావరిజిల్లా జాతీయ ట్రేడ్‌యూనియను కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ ముత్యాల పోచమందారం అధ్యక్షత వహించారు. ఆరంభంలో మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి గార్కి వివిధ సంస్థల తరఫున పుష్పమాలలు వేశారు. గ్రామ సేవాసంఘం అధ్యక్షులు డాక్టరు శ్రీ వీరరాఘవగారు మంత్రికి స్వాగతం పలికారు.

సభలో మాట్లాడుతూ మంత్రి యిలా అన్నారు:

"యూనియను లేబరుశాఖామాత్యులు శ్రీ గుల్జారీలాల్‌నందా వివిధరాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతున్నారు. త్వరలోనే కొన్ని ప్రతిపాదనలు రూపొందనే అవకాశం వున్నది. ఉదాహరణకు కార్మికులకు, డైరెక్టరుల బోర్డులలో స్థానమియ్యుటకు యోచన జరుగుతున్నది."

సభలో గ్రామసేవాసంఘం అధ్యక్షులు శ్రీ వీరరాజుగారు మాట్లాడారు.

గ్రామ సేవాసంఘం కార్యదర్శి శ్రీ సమయం గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

విశాఖలో జూనియర్ రెడ్‌క్రాస్ ఉత్సవం

విశాఖపట్టణం, ఫిబ్రవరి 21:—

విశాఖపట్టణం ఎస్. ఇ. రైల్వే మైదానంలో విశాఖపట్టణంజిల్లాశాఖ జూనియర్ రెడ్‌క్రాస్ ఉత్సవాలు జరిగాయి. ఆంధ్రయూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మహదేవన్ ఉత్సవాన్ని ప్రారంభోత్సవంచేశారు. జిల్లా కలెక్టర్ శ్రీ బి. ఆర్. కె. శాస్త్రి అధ్యక్షత వహిస్తారు. ఆఖరురోజు ఉత్సవానికి కింగ్‌జార్జి ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ వి. ఎస్.రఘునాథ అధ్యక్షత వహించారు. జూనియర్ రెడ్‌క్రాస్ అధ్యక్షుడు శ్రీ బి. వి. శ్రీనివాసరావు నివేదిక చదివారు.

ఆళ్వారుస్వామిగారి మృతికి సంతాప సభ

రాజమండ్రి, ఫిబ్రవరి 21:—

స్థానిక నవ్యసాహితీసమావేశం 'జానపదకవికోకిల' వేదుమూరి గంగాధరంగారి అధ్యక్షతను జరిగినది.

శ్రీ గంగాధరంగారు శ్రీ ఆళ్వారు స్వామిగారితో తమకుగల పరిచయాన్ని, శ్రీ స్వామిగారి సాహితీ కృషిని వివరించారు.

'శ్రీరాజీవా' గారు ప్రతిపాదించిన సంతాప తీర్మానం ఆమోదించారు.

శ్రీ బొల్ల కవిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

భీమవరంలో సరోజినీదేవి జన్మదినం

భీమవరం, ఫిబ్రవరి 20:—

భీమవరం పట్టణమహిళా సంఘమువారు ఆధ్వర్యమున సరోజినీదేవి 82వ జన్మదినోత్సవం జరిపారు. పురపాలక సంఘం వారిచే నెలకొల్పబడిన స్త్రీల గ్రంథాలయం అయినటువంటి సరోజినీ గ్రంథాలయంలోసమావేశమైనారు. సభకు మహిళాసంఘాధ్యక్షురాలు శ్రీమతి మోచర్ల సుబ్బలక్ష్మి అధ్యక్షత వహించారు. శ్రీమతి సరోజినీనాయుడు కవిత్వాన్ని గురించీ రాజకీయ సమరంలో సరోజినీనాయుడు వహించిన బాధ్యతలను గురించీ సభాధ్యక్షురాలు ఉపన్యసించారు. సరోజినీ గ్రంథాలయానికిమంచి పుస్తకములు ఇప్పించవలసిందనీ పురపాలకసంఘం వారిని కోరవలెనని తీర్మానించారు. కుమారి బి.ఆర్. లక్ష్మి లలిత సంగీతం పాడారు. కుమారి పోల్నాతగడ కామేశ్వరిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

గీత కార్మికులకు లైసెన్సులు

పశ్చిమగోదావరి సంఘ అభ్యర్థన

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

నిడదవోలు, ఫిబ్రవరి 12:—

పశ్చిమ గోదావరిజిల్లా గీతపనివారి అభివృద్ధి సంఘం సర్వసభ్య సమావేశం మొన్న నిడదవోలులోని గౌరీశంకర సత్రంలో శ్రీ వీరవల్లి కృష్ణమూర్తిగారి అధ్యక్షతన జరిగింది. సభా ప్రారంభంలో శ్రీ రాయిని శ్రీరామమూర్తిగారు మాట్లాడుతూ సభా ఉద్దేశాన్ని తెలిపారు. పిమ్మట శ్రీ కట్టా సుబ్బారావుగారు, గుత్తుల వెంకటేశ్వరరావుగారు గీత పారిశ్రామికుల కష్టాలను గురించి మాట్లాడారు.

వెంటనే గీత కార్మికులకు లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

ఈ దిగువవారితో కార్యనిర్వాహకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. అధ్యక్షులు: శ్రీ వీరవల్లి వెంకట కనకరత్నంగారు. ఉపాధ్యక్షులు: శ్రీ పుల్రింక సీతారామయ్య, ఐక్కంపెట్టి ఆదినారాయణమూర్తిగార్లు. కార్యదర్శులు: శ్రీ కట్టా సుబ్బారావు, గుత్తుల వెంకటేశ్వరరావుగార్లు. కోశాధికారి: శ్రీ సానబోయిన రామదాసు, మరి కొంతమంది సభ్యులు.

శ్రీ వీరవల్లి కృష్ణమూర్తి, పుల్రింక సీతారామయ్య, కట్టా సుబ్బారావు, కంచిబోయిన సుబ్బారావు, కవురు వెంకటస్వామి, రాయిని శ్రీరామమూర్తిగార్లతో ఒక రాయబారవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరు ప్రభుత్వాధికార్లతో సంప్రదించగలరు.

గీతపనివారి అభివృద్ధి సంఘ కార్యాలయాన్ని నిడదవోలులో పెట్టుటకు తీర్మానించారు.

బొబ్బిలిరాజా షష్టిపూర్తి ఉత్సవం

(మన విలేఖరి)

బొబ్బిలి, ఫిబ్రవరి 20:—

బొబ్బిలిరాజా వారి షష్టిపూర్తి మహోత్సవం బొబ్బిలిలో 16 వ షష్టిపూర్తి ఉత్సవసంఘం జరిపింది. బొబ్బిలిసుగర్‌మిల్సు మేనేజర్ శ్రీ సి. అచ్యుతరావు అధ్యక్షత వహించారు. దాదాపు పదివేలమంది ప్రజలు బొబ్బిలి, సాలూరు,పార్వతీపురం తాలూకాలనుండి హాజరైనారు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, గీతాపారాయణంతో ఉత్సవం ప్రారంభమైంది. ఒకవైపు పాడుగుగల పూరేగింపు జరిగింది. దాదాపుఅయిదు వేల మంది పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. దర్బార్ మహల్‌లో వేదోక్తంగా ఉత్సవం జరిగింది. రాజ బంధువులు, అతిథులు హాజరైనారు.

మున్సిపల్‌పార్కులో దాదాపు మూడువేల మంది బీదలకు అన్నదానం జరిగింది. హైస్కూలు మైదానంలో బహిరంగసభ బ్రహ్మాండంగా జరిపారు. ఈ సభను శ్రీ ఆర్.ఎన్. రామచంద్రరావు ప్రారంభోత్సవం చేశారు. అనేకమంది, సంస్థలు అభినందనపత్రాలు సమర్పించారు. ఉత్సవకమిటీ బొబ్బిలిరాజావారికి "పట్టు పీతాంబరాలు" సమర్పించారు.

సన్మాన పత్రాలను శ్రీయుతులు పి.రామస్వామి, కె.సీతారామస్వామి,వి.గంగయ్య,డి.ఆర్.నాయుడు, వి. వి. సంగమేశ్వరరావు, ఎమ్. సత్యనారాయణ, జి.మన్మథరావు, పి. ఎన్. ప్రకాశరావు, పి. సీతారామస్వామి, బి. రమణయ్య వంతులు ప్రభృతులు ఆయా సంస్థల తరఫున రాజావారికి సమర్పించారు. బొబ్బిలిరాజావారిసేవలను కొనియాడారు. శ్రీ డి. ఆర్. నాయుడు వందనసమర్పణచేశారు.

సంపత్‌కుమార్ బృందం భరతనాట్య ప్రదర్శనలు జరిగాయి.

మునగాలపరగణా ఉపాధ్యాయ సంఘం

నడిగూడెం, ఫిబ్రవరి 21:—

మునగాల పరగణా ఉపాధ్యాయసంఘం సర్వసభ్య సమావేశం నడిగూడెంలో శ్రీ ఆర్.మధుసూదనరావు అధ్యక్షతన జరిగింది. శాసనమండలి సభ్యులు శ్రీ వి. పి. రాఘవాచారి కూడా హాజరైనారు.

మునగాల పరగణాలో ఇంకా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా మిగిలిన ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వెంటనే సమితులకు, పరిషత్తుకు అప్పగించాలని తీర్మానించారు. ఉపాధ్యాయుల జీతాలు సకాలంలో ఇచ్చేందుకు ప్రభుత్వం వెంటనే చర్యతీసుకోవాలని కోరారు.

నల్లగొండ జిల్లాకు మునగాల పరగణా బదిలీ అయిన సందర్భంగా కృష్ణాజిల్లాకు వెడతామని దరఖాస్తులు పంపుకున్నవారిని ఆజిల్లాకు బదిలీ చేయాలని కోరారు. మరికొన్ని తీర్మానాలుచేశారు.

కిసాన్ సమ్మేళన్ తీర్మానాలు

విజయవాడ, ఫిబ్రవరి 21:—

ఆంధ్రప్రదేశ్ కిసాన్ సమ్మేళన కార్యవర్గ సమావేశం విజయవాడలో శ్రీ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య అధ్యక్షతన జరిగింది. శ్రీయుతులు నాగినేని వెంకయ్య, మండల సత్యనారాయణ, కొమ్మారెడ్డి భావయ్య, చిల్లర భావనారాయణ, పి. ఆర్. రావు, కె. నారాయణ, పిన్నపల్లి లక్ష్మీనారాయణ, సూర్యదేవర హనుమంతరావు, ఆర్. వి. సుబ్బారావు, చెరుకూరి హరినారాయణ, వి. వెంకటేశ్వరరెడ్డి ప్రభృతులు హాజరైనారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆనకట్ట, కాల్వల నిర్మాణంలో ఆంధ్ర ప్రభుత్వంవారు చూపుతున్న జాప్యమును ఈ సమావేశంలో విమర్శించారు. ఆంధ్ర ప్రభుత్వం భూమిశిస్తురేటును రెట్టింపుగా పెంపుదల చేయుటకు ఆలోచించు చున్నట్లుగా రెవెన్యూ మంత్రి చేసిన ప్రకటనకు వారు ఆశ్చర్యం ప్రకటించారు. ఆంధ్ర ప్రాంతంలో అనేక తెగుళ్ల వలన, నీటివసరులు సరిగాలేక ఉత్పత్తి దెబ్బతిన్నదనియూ ఈ తరుణంలో భూమిశిస్తును పెంచడం అక్రమమని యీ కమిటీ తీర్మానించింది. మరికొన్ని తీర్మానాలు కూడా ఆమోదించారు.

ఆళ్వారుస్వామి సంతాపసభ

కరీంనగరం, ఫిబ్రవరి 21:—

కరీంనగరం 'సారస్వత జ్యోతి' సంచారక గ్రంథాలయంలో సభ్యులు కార్యకర్తలు సమావేశమై శ్రీ ఆళ్వారు స్వామి మరణానికి సంతాపం తెలియజేశారు. కార్యదర్శి శ్రీ వెంకట రామారావు శ్రద్ధాంజలి ఘటించారు.

సామర్లకోట పారిశ్రామికనగరం

మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ సందర్శనం

(మన విలేఖరి)

సామర్లకోట, ఫిబ్రవరి 21:—

లఘుపరిశ్రమలమంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ సామర్లకోట పారిశ్రామిక నగరాన్ని మొన్న సందర్శించారు. వీరితోపాటు పరిశ్రమల అసిస్టెంటు డాక్టర్ శ్రీ బి.వాసుదేవరావు వచ్చారు.

కమ్యూనిటీ ప్రాజెక్టు ఆఫీసరు శ్రీ మౌలానా అసిస్టెంటు ఎగ్జిక్యూటివు ఇంజనీరు స్వాగతం చెప్పారు. పారిశ్రామిక నగరంలో ఉండేవారి సభలో మంత్రి మాట్లాడారు.

శ్రీ ఎం. నరసింగరావు తమ పరిశ్రమకు కావలసిన ముడిసరుకు సప్లయి కాలేదనీ, ముడిసరుకు సప్లయికాని కాలానికి తమకు అద్దె రిమిషను మంజూరు చేయించాలనీ, కోరారు. శ్రీ క్వాన్‌షా దిగుమతి సమస్యల పరిష్కారానికి మంత్రి శక్తివంచన లేకుండా సాయపడాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సి. ఎస్ బ్రహ్మానందరావు ఉక్కు, ఇనుము కోటాలు సప్లయి చేయటంలో రిజిస్టరు కంట్రోలు స్కీమ్‌లకు ప్రాధాన్యం యివ్వాలన్నారు.

దిగుమతి లైసెన్సులు వంటివాటి విషయంలో కేంద్రప్రభుత్వంలో వ్యవహరించడానికి రాష్ట్ర స్థాయిలో 'లైజాన్ ఆఫీసర్లను' నియమించాలని పారిశ్రామిక నగరంలోనివారు మంత్రికి సూచించారు.

మంత్రి సమాధానమిస్తూ, కావలసిన ముడి సరుకు సప్లయిచేయబడగలదని హామీయిచ్చారు. ఒకసంఘం ఏర్పాటుచేసుకోవాలని సలహాయిచ్చారు. వస్తుమార్పిడి పద్ధతిని జరిగే దిగుమతుల సౌకర్యాలను వినియోగించుకోవా లన్నారు.

పారిశ్రామిక నగరం పనిచేస్తున్న విధానాన్ని శ్రీ మౌలానా మంత్రికి సమర్పించారు.

ఈ పారిశ్రామిక నగరం అన్ని ఆధునిక సదుపాయాలతో రూపొందించబడింది. రు. 14000 ఖర్చుతో యిప్పుడు ఒక కాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు.

ఖమ్మం పరిషత్తు బడ్జెట్ ప్రతిపాదనలు

ఖమ్మం, ఫిబ్రవరి 21:—

ఖమ్మం జిల్లాపరిషత్తు 1960—61, 61—62 బడ్జెట్ ప్రతిపాదనలను పరిషత్ సమావేశంవారు ఆమోదించారు.

జిల్లా పరిషత్తు 1960—61 బడ్జెట్టు ప్రతిపాదనలను పరిషత్తు కార్యదర్శి శ్రీ ఎం. వి. సుబ్బారావు సమర్పించారు. సమావేశానికి చైర్మన్ శ్రీ జె. వెంగళరావు అధ్యక్షత వహించారు. బడ్జెట్ సమావేశానికి జిల్లా కలెక్టరు శ్రీ బి. ఎస్. జయసింహ కూడా హాజరైనారు.

1960—61 లో ఖర్చుచేయుదలచిన ఇరవై అయిదు లక్షల రూపాయలలో సెకండరీ విద్యకు రు. 13.34 లక్షలు,సంఘసంక్షేమానికి నాలుగు లక్షలు, ఖర్చు చేయుదలిచారు. వెనుకపడిన పంచాయితీ బోర్డులలో అభివృద్ధి పనులు కొనసాగించడానికి వాటికి సహాయంగా రు.1,44,940కేటాయించారు.

స్థానిక అభివృద్ధిపనికి రు. 1,96,000 లు కేటాయించారు.

1961—62 బడ్జెట్టులో ఖర్చులకు ఈ క్రిందివిధంగా కేటాయింపులు జరిగాయి. మేనేజిమెంటుకు రు2,21,100,కమ్యూనికేషనులకు రు. 1,71,900, సెకండరీ విద్యకు రు. 11,49,900,ఇరిగేషనుకు రు100000సంఘసంక్షేమానికి రు. 6,15,352.

హుజూర్ నగర్ లో త్యాగరాజ ఉత్సవాలు

హుజూర్ నగర్, ఫిబ్రవరి 21—

శ్రీ త్యాగరాజ తృతీయ ఉత్సవములు ఇక్కడ జరిగినవి. తహశీల్దారు శ్రీ ఎం. మధుసూదనరెడ్డి ఈ ఉత్సవాలు ప్రారంభించారు. ప్రముఖ సినిమా నటులు శ్రీ కాంతారావు ప్రత్యేకాహ్వానితులుగా ఈ ఉత్సవాలకు విచ్చేశారు.

కార్యనిర్వాహకవర్గ అధ్యక్షులు మరియు మునిసిపలు చైర్మనుగా శ్రీ ఎం.శీతారాంరెడ్డి స్వాగతం చెప్పారు. ఆహ్వానసంఘ కార్యదర్శి శ్రీ పి. రామకోటేశ్వరరావు త్యాగయ్య జీవిత విశేషాలను ఉగ్గడించారు. మూడురోజులపాటు నిర్వహించబడిన ఈ కార్యక్రమాలకు పూటకు ఒకరు చొప్పున శ్రీ గాయం సీతారాంరెడ్డి, శ్రీ దొంతిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ సీతారాంచంద్రరావు, శ్రీ డా. జోస్యులు, శ్రీ రాజారావు అధ్యక్షులుగా వుండి నిర్వహించారు.

ఈ మూడు రోజులలో జరిగిన కర్నాటక సంగీతకచేరీలలో శ్రీ గానవిశారద భావనాచక్రవర్తి, విద్వాన్ మహాది వెంకటప్పయ్యశాస్త్రి, సంగీతక్షీరసాగర ఉప్పలపాటి అంకయ్య, సంగీతవిద్వాన్ శ్రీ ముడుంబ సీతారామానుజాచార్యులు, శ్రీ గుండవరపు కృష్ణమూర్తి, శ్రీ పీతాంబరాచార్యులు, శ్రీ వి. విశ్వం, శ్రీ వెంకటనరసింహాచార్యులు, శ్రీ ఎం. లక్ష్మణాచార్యులు శ్రీ దరూరి రామానుజాచార్యులు, శ్రీ పి. హెచ్. లక్ష్మణాచార్యులు, శ్రీమతి లలితమ్మ, శ్రీ ఎం. ఎల్. ఎస్. చారి, శ్రీ గంధం నర్సయ్య, శ్రీమతి రామలమ్మ, శ్రీ గంధం కృష్ణ, శ్రీ గంధం చిన శ్రీరాములు,మొదలగువారుగాత్రకచేరీలలోపాల్గొన్నారు.

శ్రీ లక్ష్మమ్మ ఉత్సవాల సన్నాహాలు

సత్తెనపల్లి, ఫిబ్రవరి 21:—

గుంటూరుజిల్లా పల్నాడు తాలూకా ధర్మవరం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జనించి ఇటు పుట్టింటికి అటు మెట్టినింటికే గాకుండా భారత మహిళాలోకానికే ఆదర్శప్రాయమై సంఘ దురాచారాల మూలంగా ఆత్మబలిదానమొనర్చిన మహా పతివ్రత శ్రీ లక్ష్మమ్మ ఉత్సవాలు ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడు కూడా రాబోవుమార్చి 2, 3, 4 తేదీలలో జరుపుటకు ధర్మవరం గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుచున్నవి.

వేలాది ప్రజలు జరుగబోవు శ్రీలక్ష్మమ్మ ఉత్సవాలలో పాల్గొని జయప్రద మొనర్చాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. విరాళాలు పంపేవారు శ్రీలక్ష్మమ్మ ఉత్సవకమిటీ ధర్మవరం పల్నాడుతాలూకా, గుంటూరుజిల్లా అన్న చిరునామాకు పంపాలని కోరుతున్నారు.

పొగాకు పరిశ్రమలో పనివారి కనీసవేతనం

—రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

ఆంధ్ర ప్రదేశ్‌లో పొగాకు పరిశ్రమ, బీడీల పరిశ్రమలలో కొన్ని రకాల పనివారలకు కనీసవేతనాలను రాష్ట్రప్రభుత్వం తిరిగి నిర్ణయించింది.

పొగాకు పరిశ్రమలో పనిచేసే స్త్రీకి రోజుకి కనీసం రు. 1—75 నయాపైసలు, లేక నెలకు రు. 43—50 నయాపైసలు, పురుషుడికి రోజుకి కనీసం రెండురూపాయలు, లేక నెలకు రు.52 లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పొగాకు పరిశ్రమలో పనిచేసే గుమాస్తాల కనీస జీతం రు. 80 లుగా ప్రభుత్వం నిర్ణయించింది.

సిగరెట్ పరిశ్రమలో స్త్రీలకు రోజుకి రు. 2—25 నయాపైసలు, లేక నెలకు రు. 58—50 నయాపైసలు, పురుషులకు రోజుకి రు. 2—50 నయాపైసలు, లేక నెలకు రు. 65 లు, గుమాస్తాలకు నెలకు రు. 95 లు చెల్లించాలి.

జర్దా, పొడుం పరిశ్రమలో స్త్రీలకు రోజుకి రు. 1—60 నయాపైసలు, లేక నెలకు రు. 41—60 నయాపైసలు, పురుషులకు రోజుకి రు. 2 లు, లేక నెలకు రు. 52 లు, గుమాస్తాలకు రు. 80 లు, లోహంతో పెట్టెలను తయారుచేసేవారికి నెలకు రు. 70 లు చెల్లించాలి.

చుట్టల పరిశ్రమలో వేయి పెద్ద సైజు చుట్టలు చుట్టేవారికి రు. 2—75 నయాపైసలు, వేయి చిన్నసైజు చుట్టలు చుట్టే వారికి రు. 2—25 నయాపైసలు, గుమాస్తాలకు నెలకు రు. 80 లు చెల్లించాలి.

బీడీల పరిశ్రమ

పట్టణ ప్రాంతాలలో రోజుకి వేయి పెద్ద సైజు జాడీ బీడీలను చుట్టేవారికి రు. 1—56 నయాపైసలు, గ్రామీణ ప్రాంతంలో రు. 1—56 నయాపైసలు,పట్టణప్రాంతంలో వేయి మధ్యరకపు జాడీ బీడీలను చుట్టే వారికి రోజుకి రు. 1—62 నయాపైసలు, గ్రామాలయితే రోజుకి రు. 1—50 నయాపైసలు, పట్టణ ప్రాంతాలలో వేయి సాదా బీడీలకు రోజుకి రు. 1—37 నయాపైసలు, పల్లె ప్రాంతంలో రు. 1—25 నయాపైసలు చెల్లించాలి.

పొగాకు పంచిపెట్టేవారు, బీడీలు సర్దేవారు, బీడీలు లెక్కపెట్టేవారు, ఆకులు సరఫరా చేసేవారు సూపర్‌వైజర్లు నెలకు రు. 65 లు, ఫర్‌నేస్ వద్ద ఉండే మనిషి నెలకు రు. 70 లు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చెల్లింపబడాలి.

ప్యాకర్లు, లేబులింపేవారు నెలకు రు.50లు అక్కౌంటెంట్‌కు నెలకు రు 100 లు, గుమాస్తాకు నెలకు రు. 80 లు, "వాచ్ మన్"కు నెలకు రు. 45 లు కనీస వేతనం చెల్లించాలి.

మునిసిపల్ కార్పొరేషన్‌లు, జిల్లా ప్రధాన పట్టణాలు, మొదటి తరగతికి చెందిన పురపాలక సంఘాలు పట్టణ ప్రాంతాలుగా, మిగతా చోట్లు గ్రామసీమగా నిర్వచించారు.

పిల్లలు ఎక్కడ నియమింపబడినా పెద్దలకు నిర్ణయించిన మొత్తంలో 75 శాతం చొప్పున వారికి ముట్టచెప్పాలి.

ఈ నిర్ణయాలు గెజిట్‌లో ప్రకటింపబడిన తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి.

ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ పదవి

సెలక్షన్ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 21:—

ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ — ఛాన్సలర్ పదవికి మూడు పేర్లుగల ఒక జాబితాను సూచించుటకు సెలక్షను కమిటీగా మద్రాసు విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ ఎ. లక్ష్మణస్వామి మొదలియార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ కోకా సుబ్బారావుగార్లను ఆంధ్ర విశ్వవిద్యాలయ సిండికేటువారు నియమించారు. మూడవ సభ్యుని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఛాన్సలర్ నియమిస్తారు.

హైదరాబాదులో చిత్రకళా ప్రదర్శనం

హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

ప్రఖ్యాత చిత్రకారుడు, శ్రీ బి. వి. నరసింహారావు వారి సతీమణి కరుణారావు రచించిన చిత్రాలను ఎగ్జిబిషన్ మైదానంలో ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రపటాలు ఖరీదుకు దొరుకుతాయనీ, కొనదలచినవారు ప్రదర్శన సమయంలో వారిని కలుసుకోవచ్చుననీ శ్రీ బి. వి. నరసింహారావు తెలియజేస్తున్నారు.

గూడూరుకు విద్యుచ్ఛక్తి

బందరు, ఫిబ్రవరి 21:—

బందరు తాలూకా గూడూరు లో జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ శివరామప్రసాదు విద్యుత్ జ్యోతి ప్రసారము జరిపిరి. యీ సందర్భమైన సభకు కైకలూరు నుండి శాసన సభ్యుడు శ్రీకమ్మెల అప్పారావు అధ్యక్షత వహించిరి. రాజాగారు, అధ్యక్షులు, శ్రీ మల్లిపూడి రాజేశ్వరరావు ఉపన్యసిస్తూ జాతీయాభివృద్ధి పథకాలలో విద్యుత్‌శక్తి ఉపయోగాలను పేర్కొంటూ దానిని గృహపరిశ్రమలకు విరివిగా ఉపయోగించాలని కోరారు.

గ్రామ పంచాయతీ అధ్యక్షుడు శ్రీ యీమని వీరరాఘవరావు సన్మానపత్రం సమర్పించారు.

సూత్ర యజ్ఞం

కరీంనగరం, ఫిబ్రవరి 21:—

గాంధీజీ అస్తినిమజ్జన దిన సందర్భంగాజిల్లా సర్వోదయమండలి పక్షాన ఒక సమావేశం జరిపారు. గాంధీజీకి శ్రద్ధాంజలి సమర్పించారు. సామూహిక ప్రార్థనాంతరం సూత్రయజ్ఞం జరిగింది.

మాజీ జాగీర్‌దార్లకు నష్టపరిహారం

జీవితాంతంవరకూ కొనసాగించాలని ప్రభుత్వం

బిల్లు ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

1960 మార్చి 31నాటికి 60 సంవత్సరాలు నిండిన, అంతకు పైబడిన వయస్సుగల మాజీ జాగీర్‌దార్లు, మిరాశీదార్లు, వారి కుటుంబములకు చెందిన వితంతువులు, అవివాహిత స్త్రీలు, వికలాంగులు, మైనర్లకు వెనుకటి వలెనే నష్టపరిహార వాయిదాలను జీవితాంతంవరకు చెల్లించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించింది.

ఈ చెల్లింపులను 1960 మార్చి 31 నాటికి నిలిపి వేశారు. అయితే, ఇకముందు ఇచ్చే చెల్లింపులు నెలకు 25 రూపాయలకు మించి వుండదు.

మాజీ జాగీర్ దార్లకూ, మిరాశీ దార్లకూ నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా ఒక బిల్లును గెజిట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

ఇది అమలు జరిగితే 2.55 లక్షల రూపాయలు ప్రభుత్వమునకు ఖర్చు కాగలదు.

శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారి చిత్రపటావిష్కరణ

గుంటూరు, ఫిబ్రవరి21:—

ఉత్తరప్రదేశ్ గవర్నరు శ్రీ బూర్గుల రామకృష్ణారావు ఆంధ్రక్రిస్టియన్ కళాశాల హాలులో శ్రీ కాశీ కృష్ణాచార్యులవారి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణాచార్యులవారి నియమ బద్ధమయిన, నిరాడంబరమైన జీవితాన్ని ప్రశంసించారు. ప్రతివారు ఆయనను అనుసరించాలన్నారు. చిత్రపటాన్ని రచించిన శ్రీ బి. శ్రీనివాసరావును అభినందించారు.

కార్యదర్శి శ్రీ జె. ఎస్. శాస్త్రి చిత్రకారుని నూతన వస్త్రాలతో బహూకరించారు.

స్వర్గీయ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వర్ధంతి

(మన విలేఖరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 12:—

సాహిత్య గౌతమీ ఆధ్వర్యమున స్వర్గీయ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి దశమ వర్ధంతి శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారి ఆధ్యక్షతను విక్రమ హాలులో జరిగింది.

సుప్రసిద్ధకవి స్వర్గీయ వెంకటశాస్త్రిగారి శిష్యులలో ప్రముఖులు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ, ఇంతవరకు చాలామందికి తెలియని స్వర్గీయ వెంకటశాస్త్రిగారి జీవితవిశేషాలను అనేకం చెప్పారు.

శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి తమ ప్రసంగములో స్వర్గీయ వెంకటశాస్త్రిగారి కవిత్వములోని భావుకతను వారి సమయస్ఫూర్తిని గురించి ముచ్చటించారు. శ్రీ చెళ్ళపిళ్ళ పరమపదించినప్పుడు వారి దివ్యస్మృతిలో తాము వ్రాసిన పద్యాలను కూడా శ్రీ మధునాపంతుల పఠించారు.

అధ్యక్షత వహించిన శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి శ్రీ చెళ్లపిళ్ల వెంకటకవిని గురించి, శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, శ్రీ కాటూరి వెంకటేశ్వరరావుగార్లు వ్యక్తం చేసిన ప్రామాణిక వచనాలతో ఏకీభవిస్తూ, చెళ్ళపిళ్ళ వెంకటకవి కవిత్వంకోసమే అవతరించిన సరస్వతీ స్వరూపమనీ, అటువంటి మహాకవులు అనేక శతాబ్దాలకుగాని జన్మించరనీ అన్నారు.

శ్రీ పోతుకూచి సూర్యనారాయణమూర్తి వందన సమర్పణ కావించారు.

ఆంధ్ర మాజీ టీచర్ మేనేజర్ల విజ్ఞప్తి

గుంటూరు, ఫిబ్రవరి 22:—

ఆంధ్ర మాజీ టీచర్ మేనేజర్ల అడ్‌హాక్ కమిటీ అధ్యక్షులు శ్రీ సీతయ్య, కన్వీనర్లు శ్రీ దంటు కోదండరామయ్య, శ్రీ కొత్తపల్లి సీతారామయ్య గుంటూరు రహదారీ బంగళాలో విద్యాశాఖ మంత్రి శ్రీ పట్టాభిరామారావును ఇటీవల కలుసుకుని ఒక విజ్ఞప్తిని సమర్పించారు. అందులో తమ కష్టనిష్ఠురాలను వివరించారు.

గోవింద ద్వాదశి ఏర్పాట్లు

రాజోలు, ఫిబ్రవరి 21:—

ఈ నెల 27వ తేదీ గోవింద ద్వాదశి అర్ధోదయపుణ్యకాలము వచ్చు మహోదయమునకు మించిన మహాపర్వదినముగా విజ్ఞులు, దైవజ్ఞులు, శాస్త్రజ్ఞులు కూడా భావిస్తున్నారు.

ఆనాటికి యాత్రికులకు కావలసిన సౌకర్యాలను గురించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారు శ్రద్ధాశక్తులతో యింతకుముందునుంచీ కృషిచేస్తున్నారు.

నెల్లూరుజిల్లా జనసంఘ కార్యవర్గం

గూడూరు, ఫిబ్రవరి21:—

నెల్లూరుజిల్లా జనసంఘకార్యవర్గం ఇక్కడ 16 న జరిగింది.

రానున్న ఎన్నికలల్లో జిల్లాఅంతటా పదిఅసెంబ్లీసీట్లకూ, ఒక పార్లమెంటు సీటుకు పోటీ చేయ నిర్ణయించారు.

నెల్లూరుజిల్లా మహాసభలు ఏప్రిల్ 29,30 లలో నెల్లూరులో జరపడానికి నిర్ణయించారని కార్యదర్శి శ్రీ పార్థసారథి వ్రాస్తున్నారు.

వాణిజ్యసంస్థలలో ప్రభుత్వం పెట్టుబడి

1961—62 బడ్జెట్‌లో రు. 332.87 లక్షల కేటాయింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 23:—

రాష్ట్ర ప్రభుత్వం పది వాణిజ్య సంస్థల వాటాలలో పెట్టుబడి క్రింద కేటాయింపుకు 1961—62 బడ్జెట్‌లో రు. 332.87 లక్షలకు పెంచింది.

గత సంవత్సరం దీనిక్రింద రు. 186.40 లక్షలు మాత్రమే ఖర్చుచేసింది.

ఆ పది సంస్థలు ఇవి: రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్, సహకార నూలు మిల్లులు, సహకార పరపతి సంస్థలు, సహకార సంఘాల వాటాధనం క్రింద చెల్లింపులు, అజాంజాహి మిల్స్, ఆల్విన్ మెటల్ వర్క్సు, సింగరేణి కాలరీస్, భారీ ఎరువుల ఫ్యాక్టరీ, ప్రాగా టూల్స్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ భారీపరిశ్రమల డెవలప్‌మెంట్ కార్పొరేషన్.

ఉయ్యూరు, ఫిబ్రవరి 18:—

"పునర్జన్మ" నాటకరచయిత, ఆంధ్రనాటక కళా పరిషత్తు బహుమతి గ్రహీత శ్రీ బెల్లంకొండ రామదాసుగారిని ఉయ్యూరు లలితకళా సమితివారు ఉగాదినాడు సన్మానించుటకు తీర్మానించారు.

కాంబెల్ కాల్వకు నీరు సప్లయిలోపం

కైకలూరు, ఫిబ్రవరి 23:—

కైకలూరు తాలూకాలో ప్రధానంగా కాంబెల్ కాల్వక్రింద భూములకు దాళ్వాకు నీరు సరిగా సప్లయి కావటంలేదనీ, అందువల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారనీ తెలియవచ్చింది.

వెంటనే నీరు సప్లయి చేయుడానికి అధికారులు తగు శ్రద్ధ వహించకపోతే, అనేకమంది రైతులు తీరని నష్టానికి గురికావలసి వస్తుందని చెబుతున్నారు.

పారిశ్రామిక సహకారసంఘాల సమాఖ్య సభ

హైదరాబాద్, ఫిబ్రవరి 18:—

హైదరాబాద్ పారిశ్రామిక సహకారసంఘాల సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశం మొన్న లఘుపరిశ్రమలమంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ అధ్యక్షతను ఇక్కడ జరిగింది.

సమాఖ్య కార్యదర్శి శ్రీ యన్. ఆర్. వెంకటేశం నివేదిక సమర్పించారు. ముడి సరుకులు సరఫరా కానందున, ఉత్పత్తి చేసిన సరుకులకు అవసరమైన ప్రభుత్వ పోషణ లేనందున ప్రాథమిక సంఘాలకు నిర్ణయించిన లక్ష్యం సాధించడం కష్టమన్నారు.

కాశ్మీర్ శాలువ

రు 6/- మాత్రమే

పెద్ద సైజు కాశ్మీరు శాలువ మీరుకోరిన రంగులో రు. 6/— లకే పొందండి. ప్యాకింగు పోస్టేజీ రు 1—50 అదనం. 2 శాలువలు రు 12/— పోస్టేజీ ఉచితం. 4 శాలువలు రు 20/— పోస్టేజి ఉచితం.

HIND SHAWL HOUSE, Urdu Bazar, (A. P. D.) Delhi-6.

ఖాస్ జనతా కిరోసిన్ కుక్కర్

వంట బాగా తేలికగా చేసుకోండి

ది ఓరియంటల్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్

77, లౌ బజార్ స్ట్రీట్, కలకత్తా-12.

KALPANA-TE.



ఎంత మనోహర నవ్య వర్ణ చిత్రం!

శుద్ధమైన, సౌమ్యమగు లక్స్

4 వానవెల్లి రంగులలో

మీకు ప్రియమైన తెలుపులో కుడా వున్నది

వన్నె చిన్నెల స్వప్నం తథ్యమైంది ... మీ ప్రియమైన లక్స్ మనోహరమైన తెలుపుతో పాటు, లేత గులాబీ, ఆకుపచ్చ, నీలం, పసుపుపచ్చ రంగుల సృష్టిని తెచ్చింది. అన్నిటికీ సరిపోలే కాగితపు మూతలు ... ప్రతిదీ మీరు మెచ్చిన పరిమళంగల ... మీరు ఎన్నిన శుద్ధమైన, సౌమ్యమగు లక్స్.

లక్స్ సబ్బుయొక్క 'వానవెల్లి' రంగులన్నీ మీ సొమ్ము!



'రమణీయ రంగులలో నచ్చిన యెన్నిక నిరాటంకం'

అని ఎమ్.ఎమ్.రాజమ్ చెప్పుచున్నది

LTS. 82-X60 TL

హిందుస్థాన్ లీవర్ ఉత్పత్తి

క్రీడారంగం :

బందరు జాతీయ కళాశాల ఆటలు

చాంపియన్‌గా శ్రీ సి. హెచ్. శోభనాచలం ఎన్నిక

బందరు, ఫిబ్రవరి 21:— కృష్ణాజిల్లా రెవిన్యూ శాఖ ఆటల పోటీలు ఆఖరు వరకు మెన్ననాయంకాలం పోలీసు కవాతు మైదానములో జయప్రదముగా ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవమునకు శ్రీ జె. ఎన్. వ్యాఫే—జిల్లాజడ్జి అధ్యక్షత వహించి, దినమంత కష్టించి పనిచేసే సివిల్ సర్వీసు సిబ్బందికి యీ మాదిరి విశ్రాంతి — ఆటలు, వినోదాలు ఎంతో మేలు చేకూరుస్తాయన్నారు. శ్రీమతి నిర్మలా (యం.ఇ.) రెడ్డి బహుమతులను పంచి పెట్టారు. జిల్లా కలెక్టరు శ్రీ ఆర్. కె. వేపా స్వాగతం చెప్పారు. కలక్టరు పర్సనల్ అసిస్టెంట్ శ్రీ బి. నాగేశ్వరరావు వందనా లర్పించారు. జిల్లా ప్రచురణ శాఖాధికారి శ్రీ కె. వి. భాస్కరరావు చక్కని రనింగు కామెంట్‌చేశారు. చాంపియన్ షిప్ ట్రాఫీ ట్రెజరీ యూనిట్ గెల్చుకున్నారు. రెండవస్థానం జిల్లా కలక్టరేట్ యూనిట్‌కు దక్కింది.

స్త్రీలు: వంచా, నిమ్మకాయ ప్రథమ: శ్రీమతి చందర్ వేపా, ద్వితీయ శ్రీమతి బి. నాగేశ్వరరావు, మిక్సెడ్ సూది, దారం ప్ర. శ్రీమతి గ్రోవరు, ద్వి. శ్రీమతి బి. నాగేశ్వరరావు, ప్ర. శ్రీ యం. ఇ. రెడ్డి, ద్వి. శ్రీ జె. ఎన్. వ్యాఫే.

పురుషులు: కుండ బద్దలు చేయుట ప్ర. ఎస్. ఆర్. వై. శివరావు ప్రసాద్ (జిల్లా పరిషత్ అధ్యక్షులు) ద్వి. శ్రీ జె. ఎన్. వ్యాఫే, నడక, ప్ర. శ్రీ జి. వి. శేషాచలపతిరావు, ద్వి. శ్రీ కె. రామలింగా రెడ్డి ఆర్. డి. ఓ. నూజివీడు, ప్రాయింగు: క. యూ. జి. వి. శేషాచలపతిరావు, ఆయిల్ పెయింటు క. యూ. ద్వి. జి. వి. శేషాచలపతిరావు, ఆయిల్ పెయింటు (1) నీటి రంగు (2) ప్ర. ట్రెజరీ యం. సత్యనారాయణ మూర్తి, ద్వి. గుడివాడ యూ. యం.వి. శేష గిరిరావు, పాదా (3) గు. యూ. ప్ర. యం. వి. శేషగిరిరావు, ద్వి. క. యూ. కె. ఎస్. రామ చంద్రమూర్తి, సంగీతం: ప్ర. గు. యూ. ఎస్. కేశవరావు, ద్వి. క. యూ. యం. ఎ. గఫర్, గాలిపటాలు (1) శాస్త్రీయం (2) ప్ర. ట్రె. యూ. యూ. సి. హెచ్. సీతారామ శాస్త్రి, ద్వి. నూజివీడుయూనిట్‌సి.హెచ్.వి. నగరాజా రావు, వాద్యం (3) ప్ర. నూ. యూ. యం. ప్రభాకరరావు,ద్వి. క. యూ. టి. పి. చారి, వేడుక వేషాలు ట్రె. యూ. జె. డి. ఎస్. ఎస్. వరదరాజు, 100 మీటర్ల పరుగు:ప్ర. యం. వి. రామమోహనరావు (ట్రె. యూ), క. యూ. ద్వి. యం. ఎ. గఫర్, అడ్డంకులు దాటుట: ప్ర. ట్రె. యూ. వి. రామమోహనరావు, ద్వి. క. యూ. యం. ఎ. గఫర్, గోతాం పోరాటం (జవానులు) గుడి. యూ. హఫీజు, ద్వి నూ. యూ. కె.నారాయణ,సైకిల్‌వెంపాదిగా ప్ర. నూ. యూ. టి. వెంకటేశ్వరరావు, ద్వి.నూ. యూ. యం. ప్రభాకర రావు, మ్యూజికల్ చైర్స్: సిబ్బంది బిడ్డలు: ప్ర. ఎ. కుసుమ కుమారి, ద్వి టి. వసంత కుమారి, చంచా నిమ్మకాయ, సిబ్బంది బిడ్డలు: ప్ర. వి. నరసింహారావు, ద్వి. జి. వి. పాపారావు, రిలేరేస్: ప్ర. ట్రెజరీ యూనిట్ ద్వి. గుడివాడ యూనిట్, దూరము ఉరుకుట ప్ర. ట్రె. యూ. వి. రామ మోహనరావు, ద్వి. గు. యూ. టి. వెంకటేశ్వర రావు, ఎత్తు ఉరుకుట: ప్ర. క. యూ. యం. ఎ. గఫర్, ద్వి. బందరు —యూ. బాలాజీసింగు, నడక పందెం: ప్ర. క. యూ. యం. వి. శేషాచలపతిరావు, ద్వి. నూ. యూ, కె. రామలింగా రెడ్డి (ఆర్. డి. ఓ.), తాడు లాగుట: ప్ర. గుడివాడ యూనిట్, ద్వి. ట్రెజరీ యూనిట్, టెన్నీసు ఒకరు: ప్ర. జిల్లా పరిషత్ యుట. డి. వి. ఎల్. ఎన్. మూర్తి, ద్వి. క. యూ. నాగేశ్వరరావు, టెన్నిస్: ఇద్దరు: ప్ర. జి. ప. యూ. డి. వి. ఎల్. ఎన్. మూర్తి, ద్వి. గు. యూ. జి. కువసోరస్వామి రెడ్డి, ప్ర. సి. హె. ఎస్. ఆ. ఎల్. వి. శర్మ, ద్వి. టి. వి. సుబ్బారావు, బాడ్ మింటన్ ఐదుగురు: ప్ర. ట్రెజరీయూనిట్, ద్వి. బందరు (డివిజన్) యూనిట్, బాడ్‌మింటన్ డబుల్సు: ప్ర. ట్రె. యూ. యం. కృష్ణమూర్తి, వి. సూర్యా రావు, ద్వి. విజయవాడ యూనిట్ యం. అనంతరావు, పి. రామచంద్రరావు, వాలీబాల్: ప్ర. నూజివీడు యూనిట్, ద్వి. కల్కక్టరేటు యూనిట్, రింగు టెన్నీసు ప్ర. నూ. యూ టి. రామయ్య, కె. నారాయణ రావు, ద్వి. జిల్లా ప.యూ. వై. పట్టాభిరామయ్య, టియస్. ఆర్. లక్ష్మణరావు, రింగుటెన్నీస్ ఒకరు: ప్ర. నూ. యూ, టి. రామయ్య, ద్వి. క. యూ. వై. దశరథ రామయ్య, క్యారమ్సు ఒకరు: ప్ర. ట్రె. యూ. వి. సూర్యారావు, ద్వి. జి.వ. యూ. కె. వి. కృష్ణారావు, ఇద్దరు: ప్ర. క. యూ. టి. ఎస్. ప్రకాశరావు, టి. టి. బి. సింగు, ద్వి. నూ. యూ. కె. సీతాపతిరావు,షేక్ మౌలా చెస్(చదరంగం) ప్ర. ట్రె. యూ. సి. హెచ్. వి. సుబ్బారావు, నూ. యూ. వి. సి. హెచ్. వి. నగరాజురావు.



భూతారం అడవిలో పెద్దపులి వధ

హైదరాబాద్, ఫిబ్రవరి 22:— భూతారం అడవిలో తిరుగులున్న పెద్దపులి క్రిందటివారం తీసుకున్న చర్యలకు అంతర్ధానమయింది. అప్పుడు అడవి కుక్కలను ఇసుకొల్పగా పెద్దపులి మాయమయింది.

నిజాం మనుమడు ప్రిన్స్ ముఖరంఝా ఆదివారం వరంగల్ వెళ్ళి అర్ధరాత్రి కొంతమంది స్థానిక వేటగాళ్ళతో అడవికిపోయి ఆ పెద్దపులిని చంపివేశారు. ఇది ఆడపులి. దీని పొడవు ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాలు.

పుస్తకాల దొంగతనం

తెనాలి, ఫిబ్రవరి 21:— స్థానిక జి. ఎల్. ఎల్. వి. శాఖా గ్రంథాలయంనుండి రెండు పుస్తకములు దొంగిలించుకు పోతున్న విద్యార్థి పట్టుకోబడ్డాడు. తరిమిలా సబ్ ఇన్‌స్పెక్టరు రాధాకృష్ణమూర్తిగారు ఆ విద్యార్థినుంచి ఇదివరకు ఈవిధముగా దొంగిలించిన పుస్తకములు పట్టుకొన్నారు.

బెంచికోర్టులో ఇది ప్రథమ తప్పిదముగా మందలింపుతో అతనిని విడుదల చేశారు. (మ.వి.)

నందిగామ - మధిరతాలూకాల చెడుగుడు టోర్నమెంటు

రామిరెడ్డిపల్లి ఫిబ్రవరి 21 :— నందిగామ, మధిర తాలూకాల చెడుగుడు టోర్నమెంటు రామిరెడ్డి పల్లిలో ఇటీవల జరిగాయి. రెండుతాలూకాలనుండి 15టీములు యీపోటీలో పాల్గొన్నాయి. రామిరెడ్డిపల్లి వెంకటేశ్వర టీము ప్రథమబహుమానాన్ని,మధిర హైస్కూలువిద్యార్థి టీము ద్వితీయ బహుమానాన్నిపొందింది. ఇందులో ఒక చాంపియన్ బహుమానముకూడా ప్రదానం చేయబడింది. శ్రీ బొడ్డులూరి రామారావు వీరమాను నరసింహారావు మొదలైన యువకులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

నర్సాపురం కళాశాల విద్యార్థుల స్పోర్ట్సు

నర్సాపురం, ఫిబ్రవరి 21 :— నర్సాపురం కళాశాల విద్యార్థుల వార్షిక స్పోర్ట్సు చక్కగా నిర్వహించారు.

నర్సాపురం డిస్ట్రిక్టు మునసబు శ్రీ డి. జగన్నాధరావు అధ్యక్షత వహించారు.

ప్రిన్సిపాల్ శ్రీ వంగూరి సుబ్బారావు ప్రసంగించారు.

కెప్టెన్ శ్రీ పి. లక్ష్మణరావు స్వాగతంపలికారు. శ్రీ యం. యఫ్. హుస్సేను, మిస్ ఎ. షేర్వియా చాంపియన్లుగా నిర్ణయింపబడ్డారు.

స్పోర్ట్సు సెక్రటరీ శ్రీ వి. వి. యస్.సూర్య నారాయణమూర్తి వార్షిక నివేదిక సమర్పించారు.

వంగూరి సుబ్బారావు వందన సమర్పణ చేశారు.

శ్రీ రామయ్యపిళ్ళే (మద్రాసు) గారి శిష్యురాండ్రు కుమారి పద్మ, కుమారిరాణి ఇటీవల విజయవాడలో 8 వ చేనేత సప్తాహ సందర్భములో భరతనాట్య ప్రదర్శనం జరిపినప్పటి చిత్రం

రంగూన్ ప్రదర్శకులపై పోలీసుల కాల్పులు

:x:

ఇద్దరి మరణం: అమెరికా కార్యాలయం ముందు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు

రంగూన్, ఫిబ్రవరి 23:— **బర్మా సరిహద్దు ప్రాంతాలలోని కొమింటాంగ్ చైనీస్ దళాలకు అమెరికా చేస్తున్న సహాయానికి నిరసనగా రంగూన్ నగర మంతటా పెద్ద ఎత్తున అమెరికా రాయబారి కార్యాలయంముందు నిరసన ప్రదర్శనలు జరిగాయి.**

ప్రదర్శకులపై పోలీసులు జరిపిన కాల్పులకు ఇద్దరు మరణించారు. 53 మందికి గాయాలు తగిలాయి.

ఇటీవల కొమింటాంగ్, చైనీస్ విమానాలు తమ సరిహద్దులను అతిక్రమించటం ఎక్కువయిందని బర్మా ప్రభుత్వం సమితి కార్యదర్శి శ్రీ హామర్ షెల్డ్‌కు కేబుల్‌ద్వారా తెలియజేసింది.

తూర్పు సరిహద్దు ప్రాంతాలలో స్థావరాలు ఏర్పరచుకున్న కొమింటాంగ్ దళాలకు ఫార్మోజా నుండి కొమింటాంగ్ విమానాలు ఆయుధాలను చేరవేస్తున్నాయని బర్మా ప్రభుత్వం ఆరోపించింది. ఫిబ్రవరి 15 వ తేదీన బర్మా ఫైటరు విమానాలకు కొమింటాంగు సరఫరా విమానం మధ్య జరిగిన పోరాటాన్ని తన నివేదికలో బర్మా ప్రభుత్వం పేర్కొన్నది.

బర్మానుండి విదేశ సైనికులు ఉపసంహరించుకోవాలని కొన్ని సంవత్సరాలక్రిందట సమితి జనరల్ అసెంబ్లీచే ఆమోదించిన తీర్మానానికి విరుద్ధంగా కొమింటాంగ్ సైన్యాలు తమ భూభాగంమీద తిష్ఠ వేసుకొని ఉన్నవని బర్మా ప్రభుత్వం విమర్శించింది.

రంగూన్ నగరంలో రెండు రోజుల క్రిందట అమెరికా వ్యతిరేక నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. రెండువేలమంది విద్యార్థులతో మొన్న నిరసన ప్రదర్శనలు పరిగాయి. కాంగోప్రధాని పాట్రిస్ లుముంబా హత్యకు కొమింటాంగ్ దళాలకు అమెరికా ఆయుధాల సరఫరాపట్ల నిరసనగా వీరు అమెరికా రాయబారి కార్యాలయంముందు పెద్దఎత్తున ప్రదర్శనలు జరిపారు.

'అమెరికా సామ్రాజ్యవాదం,' అనే దిష్టిబొమ్మను రాయబార కార్యాలయం ముందు ప్రదర్శకులు తగులబెట్టారు. ప్రదర్శకులు రాయబారి కార్యాలయం పైన చుట్టుప్రక్కల దుకాణాలపైన దాడిచేసి, రాళ్ళు రువ్వారు. వెంటనే పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేసి, ప్రదర్శకులను చెదరగొట్టారు.

విద్యార్థులతోపాటు యువతులు కూడా ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థులకంటే యువతర ప్రదర్శకుల సంఖ్య పెరిగింది. పాన్, అమెరికన్ విమాన సంస్థ, తదితర అమెరికన్ కంపెనీలకు ప్రదర్శకులవల్ల నష్టం కలిగింది.

పోలీసులు ఆ తరువాత కాల్పులు జరిపారు.

అర్ధరాత్రి సమయానికి శాంతి భద్రతలను నెలకొల్పే బాధ్యతను సైన్యం స్వీకరించింది. నగర వీధులంతటా సాయుధ శకటాలు గస్తీ తిరుగుతున్నాయి.

నగరంలో ప్రదర్శనలు బహిరంగ సమావేశాలు జరుగకుండా మేజిస్ట్రేటు ఉత్తరువు చేశారు.

మొత్తంమీద వందమంది వరకు ప్రదర్శకులను పోలీసులు అరెస్టు చేశారు.

నిన్నటినుండి రంగూను నగర మంతటా ప్రశాంత పరిస్థితి నెలకొని వుంది. అమెరికా రాయబారి సమీపంలోనేవున్న భారత రాయబారి కార్యాలయానికి ఎలాంటి నష్టం కలుగలేదు. నగరంలోని భారతీయులు అందరూ క్షేమంగా వున్నారు.

ఈ సంఘటనలు జరుగుతున్న సమయంలో బర్మా ప్రధాని ఉను, రంగూను నగరంలో లేరు. ఉత్తర బర్మాలో పర్యటనార్థం వారు వచ్చారు.

అల్పసంఖ్యాక వర్గాలకు అవకాశం

ఎన్నికలపద్ధతి సమీక్షించాలనివిజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 22:— అల్పసంఖ్యాక వర్గాలకు తగిన అవకాశం కలుగజేసేటులుల ఎన్నికల పద్ధతిని పూర్తిగా సమీక్షించేందుకు నిపుణుల సంఘాన్ని నియమించవలసిందిగా కోరుతూ శ్రీ బి. శ్యామసుందర్, జాతీయ సంఘటిత సంఘ అధ్యక్షులు శ్రీమతి ఇందిరాగాంధికి ఒక విజ్ఞాపనపత్రం అందజేశారు. ఈ సంఘ తొలి సమావేశం ఢిల్లీలో ఫిబ్రవరి 25 న జరుగనున్నది.

ఇండియా అభివృద్ధికి అన్నివిధాల సహాయం

చేయగలమని సోవియెట్ ఉపప్రధాని ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22:— భారతప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికై కావించిన కృషిని చూడడానికై నేడు సోవియెట్ ఉపప్రధాని కోసిగిన్, ఢిల్లీకి 30 మైళ్ళ దూరంలో వున్న గ్రామసీమలను సందర్శించారు. గుర్గావ్ జిల్లా కొరలి గ్రామానికి ఆయన వెళ్లి అక్కడ చేతివృత్తులను, పశు ప్రదర్శనను తిలకించారు.

ఆయన గౌరవార్థం ఏర్పాటుచేసిన సమావేశంలో అక్కడ రైతులతో ప్రసంగిస్తూ సోవియెట్ యూనియన్ విజ్ఞానశాస్త్రంలో సాంకేతిక శాస్త్రంలో పురోగమనాన్ని చాల సాధించినదని, తమ అనుభవాలను భారత దేశానికి ఎరుకపరచగలమని, సోవియెట్ — భారతదేశాల మైత్రివల్ల ఈ అనుభవాలు ఇండియా అభివృద్ధికి ఉపయుక్తం కాగలవని అన్నారు.

ఆ గ్రామంలో పండుతున్న పండ్లు, కూరగాయలు చాల చిన్నవని వీటిని చక్కగా కాపించవచ్చునని, అలాగే పంటలను యింకా హెచ్చు పండించవచ్చునని ఆయన సలహా యిచ్చారు.

ఆ గ్రామంలో వున్న ఒక జర్మన్ ట్రాక్టర్‌ను చూచి "దాని ఖరీదెంత?" అని ఆయన ప్రశ్నించి, అది 14 వేల రూపాయలకు కొన్నారని తెలుసుకొన్నారు. "ఇంతకంటె రష్యన్ ట్రాక్టర్లు కారు చౌక! మేము 50 హార్సుపవర్ల ట్రాక్టర్లను మీకు సప్లయి చేస్తా"మన్నారు.

ఒక రైతు ఆశ్చర్యంగా "మీవద్ద అంత శక్తిగల ట్రాక్టర్లున్నాయా?" అని ప్రశ్నించగా, ఆయన "చంద్రలోకానికి తీసుకుపోగల యంత్రాలుకూడా మావద్ద వున్నాయి. వాటిని కూడా మీకు మేము ఇస్తాం" అన్నారు.

ప్రధాని నెహ్రూ నాయకత్వాన భారతదేశం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్నదని, ఇండియా అభివృద్ధికి రష్యా సహాయం చేయుదలుచుకొన్నదని, భారతీయులు తమకాళ్లమీద తాము నిలబడేటట్లు చేయడమే సోవియట్ యూనియన్ లక్ష్యమని, ఆర్థికంగానేకాక సాంస్కృతికంగా సోవియెట్ యూనియన్ భారతదేశాల సంబంధాలు దినదినాభివృద్ధి చెందాలని తాము వాంఛిస్తున్నామని ఆయన అన్నారు.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 23.—

కాతాస్పీల్ ఆర్డినరీ—	రు. 150.00
ఇండియన్ ఐరన్—	రు. 25.10
బంగారం (చైత్ర)	రు. 121.20
వెండి చైత్ర—	రు. 205.55
(పత్తి జరిల్లా (ఏప్రిల్)	
వేరుసెనగ (మే)	
ఆముదాలు (మే)	172.82
లిన్ సీడ్ (మే)	35.44
ప్రత్తివిత్తులు (మే)	91.75

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 23:—

సావరన్ (చిల్లర ధర) 8 గ్రాముల	95.00
ఎస్.ఎం.బంగారంరెడీ 10గ్రాములు	124.25
మూసాబంగారంరెడీ 10 గ్రాములు	121.75
బార్‌సిల్వర్ రెడీ (కె. జి.)	210.00
చిల్లర 10 గ్రాములు	2.20

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 23:—

వేరుశనగపప్పు	(80 కె. జి. ఎస్. బస్తా
కోరమాండల్	78—78.25
పీనట్సు	75.75—76
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారెడీ	460.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్యాన్	
ఎం. ఎస్.	45.00
రాజా ఆరోస్	44.00
వేరుశనగకేకు	26.25

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 23:— 74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 25—00
డి. బి. సన్నలు ,,	26—50
246 పొన్నబస్తా అక్కుళ్ళ బియ్యం	58—25
డి. బి. సన్నాలు ,,	60—00
కుసుమ ,,	57—50

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా. బస్తా	45—00
(మెట్ట) పెసలు	50—00
వల్ల పెసలు నీలాలు	44—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	48—00

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 23:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—75
సావరిన్	96—75
వెండి	242-00
మూసా	2.44

రైలింజన్లలో బొగ్గుకాలగా వచ్చే బూడిద

భవనాల నిర్మాణంలో ఉపయోగం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:— రైలింజన్‌లో బొగ్గుకాలగా వచ్చే బూడిదను భవన నిర్మాణంలో ఉపయోగించేందుకు రైల్వే ప్రయోగ పరిశోధనా కేంద్రం ఒక పద్ధతిని కనిపెట్టింది.

భారత రైల్వేలలో ఆవిరితో నడిచే రైలింజన్లలో బొగ్గుకాలగా సాలీనా 15 లక్షల టన్నులకు పైగా బూడిద లభిస్తోంది.

జాతీయ భవన నిర్మాణ వ్యవస్థ 1960 అక్టోబరు సంచికలో యీ సమాచారం ప్రకటించబడింది.

ఖాస్ జనతా
కిరోసిన్ కుక్కర్
వంట బాగా
తేలికగా చేసుకోండి
ది ఓరియంటల్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
77, లొ బజార్ స్ట్రీట్, కలకత్తా-12.
KALPANA-TE.



దయచేసి మీ ట్రక్కు టైర్స్ బాలాకాలం పనిచేసేటట్లు చూచుకోండి!

భారతదేశంలోని టైర్ పరిశ్రమయందు ప్రస్తుతం తయారగుచున్న అత్యధిక సరకు దేశానికి కావలసినన్ని ట్రక్కు మరియు బస్సు టైర్లను సమకూర్చుటకు చాలటంలేదు.

ఈ యిబ్బంది పంపిణీ లోటువల్ల కాదు. చాలా ముఖ్యంగా వాటి అవసర మున్నవారికి లభ్యమైనంతవరకూ పీలానుసారం మాచేత సిఫారసు చేయబడిన చిల్లర ధరలకు టైర్లను కచ్చితంగా అందజేసే సప్లయి ఏర్పాట్లు నిమిత్తం టైర్ వ్యాపారులచేత తగిన సాధనోపాయములు అవలంబించబడి యున్నవి.

కొత్త టైర్ ఫ్యాక్టరీలు నిర్మించబడుచున్నవి. మరియు ప్రస్తుతం పనిచేయుచున్న యూనిట్లు విస్తరింపబడుచున్నవి, కాని చాలా ఎక్కువ కాలవిలంబం లేకుండానే అవసరమైనంత సరకు సప్లయి చేయబడగలదు.

ఈలోగా ఏమిచెయ్యాలి?

మనకందరకూ ఆదుర్దాను గలిగించే ఈలోటు ఇబ్బంది—ట్రక్కు టైర్లను వాడే ప్రతివారున్ను ఇప్పటికే వారివద్ద నున్నటువంటి తమ టైర్లను ఎక్కువ కాలము అత్యధికంగా పనిచేయునట్లు వాడుకొనే వీలైన సకల సాధనోపాయములను అవలంబించేయడం— కొంతవరకూ తగ్గగలదని మా నమ్మకం. మైలేజీయున్న దానినిబట్టి టైర్ల జీవితమున్ను హెచ్చింపబడే విధానములు అనేకమున్నవి.

ఇది ఒక విధానం: టైర్లలో గాలిని హెచ్చుతగ్గులు లేకుండా సమంగా వుంచుకోవలెను. మరియు మీటైర్లమీద అమిత బరువును వేయరాదు;

ఈ వివరముల పట్టీ చూడండి



ఫైర్‌స్టోన్ నుండి ఇంకా ఎక్కువ టైర్ రక్షణ వివరములకోసం వేచియుండండి

Firestone

త్వరితముగా, నున్నగా గడ్డముచేసుకోగలరు - ఎంతో తక్కువ ధరలో కూడ!

వీటితో సమృద్ధిగా నురుగు వచ్చును



పామాలివ్ షేవ్ స్టిక్

పామాలివ్ షేవింగ్ బ్రష్

పామాలివ్ షేవ్ స్టిక్ ఎంతో తక్కువ ధరలో లభించును. దీనితో గడ్డము సదుమకాకుండా ఉంచే నురుగు సమృద్ధిగా వచ్చును. ఈ స్టిక్‌తో మీరు స్ఫుదువుగా ఉండేలా త్వరితముగా చాల నున్నగా గడ్డము చేసుకోగలరు!

పామాలివ్ షేవింగ్ బ్రష్— స్టాండర్డ్ లేక డీలక్స్ కుచ్చుతో.. నురుగును బాగుగా పట్టుంచే బ్రష్!

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.



మ్యాట్నీతో ప్రారంభం : విజయవాడ .... శ్రీనివాసమహల్‌లో

విశాఖపట్నం .... లీలా మహల్‌లో

గుంటూరు శ్రీసరస్వతీ పిక్చర్‌ప్యాలెస్‌లో

చిత్రంలోని భావాలను పూర్తిగా అర్థం చేసుకోటానికి వీలుగా తాత్పర్యములతో కూడిన తెలుగు పాటల పుస్తకము కలదు. వెల 0.10 న.

తప్పక చదవండి!

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

808469

ANDHRA PRABHA, VIJAYAWADA.

సంపుటి: 26 సంచిక: 54 ★ విజయవాడ 25-2-1961 శనివారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

మీ అందం, ఆనందం ఇనుమడింపచేయు
అన్ని రకములయిన వస్త్రములకు
మాజేటి రామమోహనరావు,
వస్త్ర వ్యాపారులు, మెయిన్ బజారు,
ఫోన్: 322. విజయవాడ-1.

దొంగల అలారమ్ కొత్త ప్రయోజనం

కాన్‌బెర్రా, ఫిబ్రవరి 24 — కాన్‌బెర్రా కమ్యూనిటీ ఆస్పత్రిలో, దొంగలు ప్రవేశిస్తే హెచ్చరించే "బర్‌గ్లర్ అలారమ్"ను నెలకొల్ప బోతున్నారు. రాత్రివేళ తాము ఆస్పత్రిని విడిచి బయటికి పోకుండా చేయడానికి ఈ ఏర్పాటు తలపెట్టబడినట్టు నర్సులు అభిప్రాయపడు తున్నారు. ఆస్పత్రి బోర్డుల మనస్తత్వం ఇలాగే వుంటుందనీ, బయటికి పోకుండా ఇట్టి కట్టుబాట్లు చేసినకొద్దీ వాటిని అధిగమించడానికి ఉపాయాలు కనిపెట్టబడుతూనే వుంటాయనీ ఒకనర్సు పేర్కొన్నది.

ఒరిస్సాలో ప్రెసిడెంట్ పరిపాలనకు ఉన్నతస్థాయిలో నిర్ణయం

రెండు మూడు రోజులలో దానికి సంబంధించి రాష్ట్రపతి ప్రకటన వెలువడే సూచన

:x:

ఒరిస్సాలో రాజకీయ పక్షాలన్నీ గవర్నర్‌కు ఇదే తమ అభిమతమని వివరించినట్లు వార్త

(మన విలేఖరి) ఢిల్లీ, ఫిబ్రవరి 24:— ఒరిస్సాలో ప్రెసిడెంట్ పరిపాలనను ప్రవేశపెట్టటానికి ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగినదని, ఈ పరిణామానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ రాజ్యాంగంలోని 356వ సూత్రంక్రింద ప్రెసిడెంట్ ప్రకటన ఒకటి రెండుమూడురోజులలో వెలువడగలదని మన ప్రత్యేక విలేఖరి తెలియచేస్తున్నారు.

రాష్ట్రంలోని పరిస్థితి దృష్ట్యా ప్రెసిడెంట్ పరిపాలన అవసరమని అన్ని రాజకీయపక్షాలు ఒరిస్సా గవర్నర్ శ్రీ సుఖ్తాంకర్‌కు చెప్పినట్లు తెలుస్తున్నది.

భారత ప్రభుత్వంతో చర్చలు జరపటానికి, మంత్రివర్గస్థానే చేయవలసినపరిపాలన ఏర్పాట్లను గురించి చర్చించటానికి ఒరిస్సా గవర్నర్ మార్చి 2వ తేదీని ఇక్కడికి రాగలరని తెలుస్తున్నది.

పరిపాలనా విషయాలలో గవర్నర్‌కు సలహాదారునిగాని, సలహాదారులనుగాని నియమించాలా లేదా అనే విషయంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం జరగలేదు. అయితే, అవసరమైతే సలహాదారులను ఎన్నుకొనటానికి ఒక జాబితా తయారు చేయబడినదనీ, కేరళలో ప్రెసిడెంట్ పరిపాలనా కాలంలో గవర్నర్‌కు సలహాదారుడుగా వ్యవహరించిన శ్రీ పి. వి. ఆర్. రావు పేరుకూడ ఆ జాబితాలో ఉన్నదని తెలుస్తున్నది.

డి. ఎస్. కఠారి

యూనివర్సిటీ గ్రాంట్ల కమిషన్ అధ్యక్షునిగా నియామకం

ఢిల్లీ, ఫిబ్రవరి 24:— డాక్టర్ డి. ఎస్. కఠారి కీర్తిశేషుడైన డాక్టర్ సి. ఎస్. కృష్ణన్ స్థానంలో యూనివర్సిటీ గ్రాంట్ల కమిషన్ అధ్యక్షుడుగా నియమించబడిన ట్లు, కేంద్ర విద్యాశాఖ నేడిక్కడ ప్రకటించింది.

డాక్టర్ కఠారి ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిషత్తులో సైన్సుశాఖ, పదార్థ విజ్ఞానశాస్త్ర శాఖ అధికారిగాను పనిచేస్తున్నారు. ఆయన రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు, ఆశాఖ పరిశోధనలు, అభివృద్ధిని గురించిన సలహా సంఘాధ్యక్షుడు కూడాను.

ఇంకా ఆయన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి పరిపాలక వర్గ సభ్యుడు, దాని వైమానిక పరిశోధనల సంఘాధ్యక్షుడు.

ప్రభుత్వపు ఖర్చుల చెల్లింపు

గవర్నర్ చే ఆర్డినెన్సు

కలకత్తా, ఫిబ్రవరి 24:— రాష్ట్రపు కన్‌సాలిడేటెడ్ ఫండ్ నుంచి రు. 4,40,43,815 మార్చి 31వ తేదీతో అంతమయ్యే సంవత్సరానికి ఖర్చుల క్రింద చెల్లించటానికి అధికారమిస్తూ ఒరిస్సా గవర్నర్ ఒక ఆర్డినెన్సు జారీ చేశారు.

కాంగ్రెసు గణతంత్ర పరిషత్తుల మిశ్రమ మంత్రివర్గం ప్రతిపాదించవలసిన అనుబంధపు బడ్జెట్‌లో ఈ మొత్తం కేటాయించబడింది.

మంత్రివర్గం రాజీనామాతో శాసనసభ వాయిదా పడటంచేత ఒరిస్సా గవర్నర్ ఈ ఆర్డినెన్సు జారీ చేశారు.

తాజా వార్తలు
[3వ పేజీలో]

గుప్తా మంత్రివర్గం

విశ్వాసరాహిత్యతీర్మానం ఓటమి

లక్నో, ఫిబ్రవరి 24:— ఉత్తరప్రదేశ్ శాసనసభలో గుప్తా మంత్రివర్గంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన విశ్వాసరాహిత్య తీర్మానం రెండురోజుల చర్చఅనంతరం నేడు 288—91 వోట్లతో వీగిపోయింది.

అసెంబ్లీ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావుగారికి అస్వస్థత

—ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చికిత్స

హైదరాబాద్, ఫిబ్రవరి 24:— రాష్ట్ర శాసనసభ స్పీకరు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారికి నిన్న సాయంకాలం ఆకస్మికంగా కొద్దిగా గుండెజబ్బు చేసింది. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేరారు.

వీరి ఆరోగ్య పరిస్థితి ఇవాళ ఉదయం మెరుగా ఉంది. బాగా కోలుకుంటున్నారు.

శ్రీ కాళేశ్వరరావుగారికి నిన్నరాత్రి కొద్దిగా గుండె జబ్బుచేసిందనీ, ఉస్మానియా ఆసుపత్రిలో చాలనీ,పూర్తిగా విశ్రాంతితీసుకోవలసిందిగానలహా యిచ్చారనీ ఆంధ్రప్రభవిలేఖరి తెలియచేస్తున్నాడు.

కాళేశ్వరరావుగారి వయస్సు 81 సంవత్సరాలు.

ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య ఇవాళ ఉదయం వీరిని సందర్శించారు. తృప్తికరంగా వీరి ఆరోగ్యం అభివృద్ధి పొందుతున్నది.

శ్రీ పంత్ స్థితి మరింత ఆందోళనకరం

:x:

అనిశ్చిత పరిస్థితి మరికొద్ది రోజులవరకు ఉండవచ్చునని వైద్యుల ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:— హోం మంత్రి శ్రీ గోవిందవల్లభ పంత్ ఆరోగ్య పరిస్థితి గత రాత్రినుంచి మరింత విషమించింది. క్రమంగా ఆయన పరిస్థితి మరింత క్షీణిస్తున్నదని నేటి సాయంత్రం 5-30 గంటలకు వైద్యులు ప్రకటించారు.

నిన్న ఉదయంనుంచి సాయంకాలం వరకు హోం మంత్రి పరిస్థితిలో కొంత మెరుగయింది. కొంత ఆశావహమైన మార్పులు కనుపించాయి.

కాని రాత్రి అకస్మాత్తుగా శ్రీ పంత్ పరిస్థితి విషమించింది. రాత్రిఅంతా భరించరాని బాధకు గురిఅయినప్పటికీ హోంమంత్రి తట్టుకోగలిగారని, అయినప్పటికీదురదృష్టవశాత్తు క్రమంగా నీరసించిపోతున్నారని నేటి ఉదయం వైద్యులు ప్రకటించారు.

పండిట్ పంత్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు కలకత్తాలోని శ్రీ బి. సి. రాయ్‌తో అనుక్షణం సంప్రతిస్తూనే వున్నారు.

మరి కొద్దిరోజులవరకు హోంమంత్రి పరిస్థితి అనిశ్చితంగా ఉండిపోగలదు. అతి విషమ ఘడియలను ఆయన ఎదుర్కొని నిలబడగలగడమే "మంచి శుభసూచకమని చెప్పాలి" అని వైద్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. హోంమంత్రి ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారనీ, ఇప్పుడున్న పరిస్థితులలో ఆశించినవిధంగా గుండె, నాడి కొట్టుకొనుచున్నవని, ఇవి ఆశావహమైనసూచనలనీ వైద్యులు వివరించారు.

"ఈ అనిశ్చిత పరిస్థితి ఎంతకాలం యిలా కొనసాగుతుంది" అని పత్రికా విలేఖరులు ప్రశ్నించగా, బహుశా కొద్దిరోజులు కానీ, అంతకు మించి కానీ పట్టవచ్చని డాక్టర్ పి. సి. ధండా డాక్టర్ పి. దివే వివరం చేశారు.

నేటి ఉదయమే ప్రధాని నెహ్రూ, రక్షణ మంత్రి శ్రీ కృష్ణమీనన్, కాశ్మీరు ప్రధాని శ్రీ బక్షీగులాంమహమ్మద్ ప్రభృతులు హోంమంత్రి యింటికివెళ్ళి పరామర్శించారు.

అలహాబాదునుండి వచ్చిన శ్రీమతి ఇందిరా గాంధీ, కాంగ్రెసు కార్యదర్శి శ్రీ సాదిక్ ఆలీ అలహాబాదు విమానాశ్రయంనుండి నేరుగా శ్రీ పంత్ యింటికి వెళ్ళి పరామర్శించారు.

పండిట్ పంత్ అస్వస్థతకు ఎలిజబెత్‌రాణి ఆందోళన

ప్రధాని నెహ్రూకు సందేశం

ఢిల్లీ, ఫిబ్రవరి 24:— పండిట్ పంత్ ఆరోగ్యంపట్ల ఆందోళనను ప్రకటిస్తూ ఎలిజబెత్‌రాణి ప్రధాని నెహ్రూకు ఒక సందేశాన్ని పంపించింది.

అందులో ఇలా వున్నది: "పండిట్ పంత్‌కు చాలాసుస్తీగావున్నట్లు విని చాలా విచారపడ్డాను."

"ఆయనకు స్వస్థత చేకూరగలదని నాభర్త, నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం."

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 24:— విడాకులుకోరే భార్యాభర్తలు అల్లరిచిల్లర కారణాలు చూపితే వారికి శిక్ష విధించడానికివీలుగా, హిందూ వివాహచట్టాన్ని సవరించాలని శ్రీ అజిత్ సింగ్‌సారధి ప్రతిపాదించిన బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి లోకసభ నేడు ఆమోదించింది.

విడాకుల కారణాలు సహేతుకంకావని కోర్టులో ఋజువైనప్పుడు, 5000 రూపాయలు జరిమానావిధించడానికిఈబిల్లుఅవకాశంకల్పిస్తున్నది.

తీరూ, తెన్నూ లేని రైల్వేశాఖ ఖర్చులు

:x:

'పబ్లిక్‌అకౌంట్స్‌కమిటీ'నివేదికలో తీవ్రవిమర్శ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:— రైల్వేశాఖ జమ, ఖర్చులకు సంబంధించిన అనేక అస్తవ్యస్తాలను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1958 - 59 నివేదిక బయటపెట్టింది.

ఈ నివేదిక ఇవాళ లోక్‌సభకు సమర్పించబడింది.

రైల్వేల ఖర్చు లెక్కలలోని మితిమించిన చెల్లింపులు, అవినీతి, ధనాపహరణం, వగైరా లోసుగులను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తన నివేదికలో తీవ్రతరంగా విమర్శించింది.

కొన్ని ఒప్పందాలలో పొరబాటు ఉండడం వల్ల, అనవసరమైన ఖర్చు చేయబడిన రెండు సందర్భాలు నివేదికలో పేర్కొనబడినవి. ఒక సందర్భంలో మూడున్నర లక్షల రూపాయలు నష్టం వచ్చింది. మరొక సందర్భంలో రైల్వే కంపార్ట్‌మెంటుల నిర్మాణం అనుకున్న తేదీకి పూర్తికాకపోవడంవల్ల నష్టం కలిగింది.

నివేదికలో ఇంకా ఈ క్రింది అంశాలు పేర్కొనబడినవి:

మూడు సందర్భాలలో కంట్రాక్టర్లకు 18.97 లక్షల రూపాయలను అధికంగా చెల్లించడం జరిగింది. ఇలాటి పొరబాటు జరగకుండా ఉండవలెనంటే, ఇంజనీరింగు సిబ్బందిపై రైల్వే మంత్రిత్వశాఖ సాంకేతిక పర్యవేక్షణ ఉండడం ఎంతో అవసరం.

రైల్వే ఇంజన్లకు కావలసిన పరికరాలనుఎక్కువ ధరలకు విదేశాలనుంచి తెప్పించుకునే లావాదేవీలలో పొరబాట్లవల్లకూడా కొంత నష్టం కలిగించి.

మొత్తంమీద చూస్తే రైల్వేశాఖ ఖర్చులపరిస్థితి సంతృప్తికరంగా లేదనే చెప్పాలి.

ప్రత్యేక పోలీసుశాఖ 1951లో ఒక రైల్వే ఉద్యోగిపై తీవ్రమైన అభియోగాలు తీసుకునిరాగా, అతడిని ఉద్యోగంనుంచి తొలగించడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది.

1959లో అతడు ఉద్యోగంనుంచి తొలగింపబడ్డాడు.

ఈ లోగా అతడినిపై పదవులకు ప్రమోట్ చేయడంకూడా జరిగింది.

కాంగ్రెసు శాసనసభా పక్షం సమావేశం

:x:

ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై సీనియర్ సభ్యులతోచర్చలకు ముఖ్యమంత్రిఅంగీకారం

హైదరాబాద్, ఫిబ్రవరి 24:— రవాణామంత్రి శ్రీ పట్టాభి రామారావుపై హైకోర్టు వ్రాసిన వాక్యాలు, బడ్జెట్ ప్రతిపాదనలు వెల్లడి అయినవన్న ఆరోపణలు, ప్రభుత్వం క్రమవిరుద్ధంగా వ్యవహరించినదన్న ఆరోపణలు నేటి సాయంకాలం ఇక్కడజరిగిన కాంగ్రెసు శాసనసభాపక్షం సమావేశంలో సభ్యులచే చర్చకు వచ్చినవి.

ఈ విషయాల నన్నిటిని తగిన సమయం వచ్చినప్పుడు కూలంకషంగా చర్చించవచ్చునని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య సభ్యులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

పార్టీలోని కొందరు ముఖ్యమైన సభ్యులతో తాను త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయగలననీ, రిక్విజిషన్ నోటీసుపై సంతకాలు చేసిన వారిలో కూడ కొందరిని ఆ సమావేశానికి ఆహ్వానించగలననీ, ఆ సమావేశంలో ఈ విషయాలు చర్చించగలనని ముఖ్యమంత్రి చెప్పినట్లు కూడ తెలుస్తున్నది.

ప్రభుత్వం క్రమవిరుద్ధమైన ధోరణిలో వ్యవహరించినదన్న ఆరోపణలను పేర్కొని ప్రధాన మంత్రి శ్రీ నెహ్రూ పార్టీ సమావేశంలో ప్రసంగించిన అనంతరం తాను, పబ్లిక్ వర్క్సు మంత్రి, ఆర్థికమంత్రి సభ్యులుగా ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ఆ ఆరోపణలను పరిశీలిస్తున్నదని శ్రీ సంజీవయ్య తెలియ చేశారు.

ఈ విషయాన్ని కొందరు సీనియర్ సభ్యులతోను, రిక్విజిషన్‌పై సంతకాలు చేసిన వారిలో కొందరితోను చర్చించి వాటిని ఉపసంఘం

[మిగతా 3వ పేజీలో]

బాబూజీ

"వచ్చే జనరల్ ఎన్నికలలో నూటికి 15 మంది కాంగ్రెసు అభ్యర్థులు మహిళలా? అయితే కాంగ్రెసు వారి భార్యలకు మేలుకలుగుతుంది;"



మీరు గణించబడినారా?

ఏ ప్రాంతంగాని, ఏ గృహముగాని, ఏ వ్యక్తిగాని గణింపబడకపోయినచో జనగణన అధికారులైన మున్సిపల్ కమీషనరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, తహసీలుదార్లు గార్లకు వెంటనే తెలియపర్చండి.

(ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల సూపరింటెండెంటుగారిచే ప్రచురించబడినది.)

కృతజ్ఞత

బస్సుల జాతీయకరణలో మాకు జరిగిన అన్యాయంవల్ల మేము దాఖలు చేసుకొన్న "రిట్" పిటీషన్‌లో హైకోర్టువారి తీర్పు వచ్చిన నాటినుండి మమ్ముల నభినందిస్తూ మాకు పెరిగ్రాములు, ఉత్తరాలు అసంఖ్యాకంగా వస్తున్నవి. మిత్రులకు, అభిమానులకు ప్రత్యేకంగా సమాధానాలు వ్రాయుటం కష్టం గనుక పత్రికాముఖంగా వారికి మా ధన్యవాదాలర్పిస్తున్నాము. మన్నించ వేడికోలు.

(సం.) తుమ్మల రామకోటయ్య,
మానేజింగ్ డైరెక్టర్,
సత్యన్నారాయణ ట్రాన్స్‌పోర్ట్సు,
హెడ్డాఫీసు: గుంటూరు.

అంబికా జవ్వాజి బత్తి.
ఎల్లప్పుడు క్యూటీజుకే సెంటు. మనోహరం సెంటు. పట్టివేరు అత్తరు వాడండి
TRADE MARK
అంబికా కెమికల్ ప్రోడక్ట్సు (రిజిష్టరు) ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

వెకో విరోచన చాక్లెట్
కడుపులో మెలిపెట్టదు.
లేబుళ్లగా పుండును. అన్ని కొట్లలో దొరకును.
ఇండియన్ డ్రగ్ కంపెనీ, విజయవాడ—2.

కీ॥ శే॥ చనమోలు పక్కీర్రాయుడుగారు

జననం: 2—7—1898 మరణం: 17—2—1961



శ్రీ శార్వరినామ సం. ఫాల్గుణ శు 3 తదియా శుక్రవారం అనగా 17—2—1961 వ తేదీన మా నాన్నగారు శ్రీ చనమోలు పక్కీర్రాయుడుగారు పరలోకప్రాప్తి చెందినారు.

పెద్దకర్మ 26—2—1961 తేదీ ఆదివారం జరుగును కనుక తెలియపర్చట మైనది.

ఇట్లు,
చనమోలు వెంకట్రావు అండ్ బ్రదర్స్,
వెలగలేరు.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా తుర్పుగూడెం సకలార్థ సహకార సంఘమునకు గోడౌను నిర్మించుటకు రిజిష్టర్డు కంట్రాక్టర్ల వద్దనుండి ది 28—2—61 మధ్యాహ్నం గం 12 ల లోగా సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. సదరు టెండర్లు అదేరోజున సాయంత్రం గం 4 లకు సంఘ ఆఫీసులో తెరువబడి ప్రెసిడెంటుగారి చేతను, పంచాయితీదార్ల చేతను పరిష్కరింపబడును.

ఎస్టిమేటు మొత్తం రు 21000
ధరావత్తు రు. 2000—

వరిగారిపెట్టి లక్ష్మీపతిరావు, ప్రెసిడెంటు.

ప్రకటన

ఎయిర్‌కింగు సైకిల్సు, నవారుకుట్టు మెషిన్లు సులభమైన నెలసరి వాయిదాలమీద కొనండి. ఆర్డరుతో రు. 50— కట్టి, తరువాత నెల 1. రు. 15— వంతున 8 నెలలు చెల్లించండి. ఆర్డరు యింగ్లీషులోనే పంపండి.

యునైటెడ్ ఇండస్ట్రీస్,
జవహర్ రోడ్, బొంబాయి—54.

కావలెను

ద్రాక్షారామ మునిసిపాలిటి

ఈ మునిసిపాలిటీలో ఒక హెల్తు అసిస్టెంటు ఉద్యోగమునకు రు. 50—2—64—3—85 జీతం స్కేలుమీద అర్హతగల అభ్యర్థులనుండి దరఖాస్తులు 7—3—61 వరకు కోరబడుచున్నవి. దరఖాస్తులలో వయస్సు, విద్యా, సాంకేతిక అర్హతలు, లోగడ అనుభవము మొదలైన వివరములు తెలుపవలెను.

మునిసిపల్ సర్వీస్ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత యివ్వబడును.

(సం.) జె. ఆర్. రామమోహనరావు,
కమీషనరు.

టెండరు నోటీసు

విజయనగరం మునిసిపాలిటీ

పశువులకు పులవల సప్లయి చేయడానికి సీల్డు టెండర్లు దిగువ సంతకందారుచే 6—3—61 సా. 4 గం. వరకు తీసుకొనబడి, అదేరోజు టెండరుదారుల సమక్షమున తెరువబడును.

టెండరు డాక్యుమెంట్లు రు. 1— చెల్లించి మునిసిపల్ ఆఫీసులో పొందవచ్చును.

పి. నాగభూషణరావు, కమీషనరు.

టెండరు నోటీసు

నంద్యాల మునిసిపాలిటీ

నంద్యాల మునిసిపాలిటీకి 1961—62 సంవత్సరమునకు పలువిధములైన సప్లయిలు మరియు సర్వీసులు అనగా స్టేషనరీ, ప్రింటింగు, పొడి సున్నం, కట్టెలు, చీపుళ్ళు, ట్రాక్టర్‌కు డీసిల్ ఆయిల్, బండ్లు లాగుటకు ఎద్దులు, కిరసనాయిల్, పెట్రోమాక్సులైట్లు వెలిగించుటకు చిమ్నీలు, బర్నర్లు వగైరా రిపేరి మరియు యినుప బిందెలు, త్రాళ్ళు వగైరాలు సరఫరా చేయునిమిత్తం సీలు వేసిన టెండర్లు 10—3—61 తేది 4—30 గంటలవరకు నంద్యాల మునిసిపల్ కమీషనర్ గారిచేత తీసుకొనబడును. వివరములతోసహా టెండరు ఫారము మరియు నిబంధనల వివరములు నంద్యాల,మునిసిపల్ ఆఫీసు ప్రెజరీలో పనిచేయు వేళలయందు రు. 1 చెల్లించి పొందవచ్చును.

(సం.) హెచ్. ఆర్. రంగారావు, బి. ఏ.,
మునిసిపల్ కమీషనర్.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ దశమి
1961 ఫిబ్రవరి 25, శనివారం
దశమి ఉ. 6.47 ఆర్ద్ర రా 9.10 వరకు
వర్జ్యం లేదు.

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 25, శనివారం

సహకార వ్యవసాయం

నాగపూరు కాం॥గెసు తీర్మానాల నాటినుంచీ దేశంలో సహకార వ్యవసాయం అనేది పలురకాలుగా తీవ్ర విమర్శకు గురిఅవుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సక్రమంగా పనిచెయ్యదనే వారి లగాయతు, దేశానికి మహా రిష్టంగా పరిణమించగలదనే వారి వరకూ దీనిని విమర్శించే వారున్నారు. సహకార వ్యవసాయం తుదకు రైతులను కూలీలుగా మార్చివేసే సమష్టి వ్యవసాయంగా మారిపోక తప్పదని వీరిభయం. ముఖ్యంగా స్వతంత్ర పార్టీ కంటికి ఈ సహకార వ్యవసాయం పెనుభూతం.

సహకారమనే ఆదర్శంలో ఎంత గొప్పదనం ఉన్నదో, దానిని చక్కగా అమలు జరపడంలో అంత కష్టమున్నమాట వాస్తవమే. కనుకనే ప్రధాని నెహ్రూ, ఈ విమర్శలలోని సారమునుమాత్రం గ్రహించి, రెండు దశలలో ఈ పథకం అమలు జరగాలని నిర్దేశించారు. మొదటి దశలో సహకార సేవాసంఘాలనేవి మాత్రమే ఏర్పడుతవి. ఆ పిమ్మట, అందరికీ ఇష్టంగా ఉన్నమీదటనే, సహకార పద్ధతిలో ఉమ్మడి వ్యవసాయ సంఘాలనేవి ఏర్పడుతాయి.

సహకార సేవా సంఘాలకూ, సహకార ఉమ్మడివ్యవసాయ సంఘాలకూ గల తేడా సున్నష్టమే. రైతు మొదటివాని వలన ఆయా సేద్యపు పనులకు కావలసిన సహాయ సంపత్తులు అందుకుంటూ వ్యవసాయం చేసుకుంటాడు. రెండవ పద్ధతికి ఇయ్యకొనినప్పుడు, భూమిపై తన స్వత్వాన్నిమాత్రం తాను కోల్పోకుండానే, సాటివారి భూములతోకలిపి ఉమ్మడి వ్యవసాయం చేయిస్తూ, అందు తాను చేసిన కష్టానికినైతం ప్రతిఫలం పొందుతూ మొత్తపు ఫలసాయంలో భాగస్వామి అవుతాడు.

ఇంత జాగ్రత్తతో ఈ సహకార వ్యవసాయ పద్ధతిని ప్రోత్సహించేటప్పుడు, భయపడ వలసింది ఏమంత ఉండబోదు. మొన్న లోక్‌సభలో ప్రధాని నెహ్రూ ఈ విషయం ప్రస్తావిస్తూ, సహకార సేవా సంఘాల వ్యాప్తికి మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు విశేషం ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. అయితే ఉమ్మడి వ్యవసాయ సంఘాలు కూడా వేరొకప్రక్క వృద్ధి చెందుతూ ఉండకపోలేదు. కాని, మొదటిదానితో పోల్చి చూస్తే ఇవి చాలా తక్కువ.

సభ్యులు ఐచ్ఛికంగా ఆమోదిస్తేతప్ప ఉమ్మడి వ్యవసాయ సంఘాలను స్థాపించరావనే నియమం పాటించబడుతున్నది. భూమిలో స్వత్వం రైతుకు చెక్కుచెదరకుండా ఉండేటప్పుడు, అతనికి వచ్చే నష్టమేమిటి? ఉమ్మడి వ్యవసాయానికి తానిచ్చిన భూమిని బట్టి ఫలసాయంలో భాగాన్నీ, తాను చేసిన కష్టాన్నిబట్టి ప్రత్యేకించి ప్రతిఫలాన్నీ తప్పనిసరిగ పొందుతూనే ఉంటాడు. ఒక పనిని ఒక్కడూ వేరుగా చేసుకున్నప్పటికంటె పదిమంది కలిసి చేసుకున్నప్పుడు ఎక్కువ ప్రయోజనంతోపాటు సుఖం కూడా ఉంటుందనేది నిజమైతే, ఇందుకతడు చింతించవలసిన పని యేమీ ఉండదు.

అయితే, ఈ ఉమ్మడి వ్యవసాయం సవ్యంగా జరగక, అవినీతికీ, దుబారాకూ ఆస్పదమై కొనసాగితే, అందువలన అనర్థాలే వాటిల్లే మాట నిజం. కాని, ఐచ్ఛికంగా ఉమ్మడి వ్యవసాయాని కియ్యకొని అందు ప్రవేశించినప్పుడు, దాని సక్రమ నిర్వహణకుకూడ ప్రతిసభ్యుడూ శ్రద్ధపట్టి కృషిచెయ్యడం అవసరం. సహకారోద్యమం నేడు పలురకాలుగా వెర్రితలలు వేసి విమర్శలకు గురిఔతున్నదంటే, సభ్యుల అశ్రద్ధకూడా దాని కొక ముఖ్య కారణంగా చెప్పుకోక తప్పదు.

పెత్తనదారులు ఆడింది ఆట, పాడింది పాటగా చెలామణి చేసుకునే రోజులు ఎల్లకాలమూ ఉండవు. సామాన్య సభ్యులు కూడా కన్ను తెరిచి సంఘ వ్యవహారాల్లో శ్రద్ధ చూపేటప్పుడు, క్రమంగా అన్నీ చక్కబడుకుంటూనే రాగలవు. అసలీ సహకారమనేది ఒకరినొకరు అనుమానించుకుంటూ కూర్చునే వారికి కాదు. ఒకరియం దొకరు విశ్వాసముంచి సామరస్యంతో పని చేయగలవారికి. అట్టి సహకార ప్రవృత్తికి అవకాశం లేనంతకాలం, ఈ పద్ధతికి ఒప్పుకోనే కూడదు.

సహకారం విజయవంతం కావడానికి, సహకార ప్రవృత్తితో పాటు సుశిక్షణకూడా చాలా అవసరమని పండిట్ నెహ్రూ ఉద్ఘాటించారు. సహకారం ఒక విధమైన వ్యాపార సరళికూడా కనుక, అందుకు కావలసిన శిక్షణ లోపంవల్ల కూడా సహకార సంఘాలు విఫలమౌతూ ఉంటాయి. సహకార ప్రవృత్తికి సుశిక్షణకూడా తోడైతే, అది బంగారానికి తావి అబ్బినట్టే.

చిన్న మనవి

'ఇంతింతై వటుడింతయై' అన్న చందంగా గత ఉగాదిపండుగ నాడు మేము ప్రక్రమించిన భద్రాద్రి రామాలయ సముద్ధరణ నిధి యాభై వేల నుంచి లక్షకు, లక్షనుంచి (నేటి లెక్కప్రకారం) లక్షనలభై రెండువేలకు దినదినాభివృద్ధి చెందింది.

ఇది అంతా దయాసముద్రుడైన శ్రీరాముని కరుణాకటాక్షం. దైవభక్తి సంపన్నులైన ఆంధ్ర మహాజనుల ఆదరణ విశేషం.

నేటినుంచి సరిగా నెలరోజులకు రాగల (మార్చి 25వ తేది) శ్రీరామనవమితో నిధి సేకరణను ముగించి, నాటివరకు వసూలైన మొత్తం యావత్తూ భద్రాద్రి రాముని పాదసన్నిధిలోనే ప్రభుత్వంచే నియమించబడిన దేవాలయోద్ధరణ సంఘంవారికి సమర్పించ నున్నాము.

మా పత్రికద్వారా ఈనాటికి మేము సేకరించిన దెంత? ఇంకొక నెలరోజులలో మాకు చేకూరగల మొత్తమెంత? అన్న ప్రశ్నలు మాదృష్టిలో అంత ముఖ్యమైనవి కావు. మేము సేకరించజాలిన ఈ స్వల్ప మొత్తమైతేనేమి, దేవాదాయ శాఖామాత్యుడు శ్రీ కల్లూరి చంద్రమౌళిగారి అధ్యక్షతకింద ఏర్పాటైన రామాలయోద్ధరణ సంఘం సమకూర్చిపెట్టిన దానితో చేరి 24 లక్షలకు పైబడిన మొత్తమైతేనేమి, రూపాయ, అణా, పైసలలో ఎంత అనేదానికంటె, ఈ నిధి సేకరణకు ఆంధ్రప్రజానీకాన్ని ప్రేరేపించిన ఆస్తిక్య భావమే అత్యంత ప్రధానం.

పదులలో, వందలలో, వేలలో, లక్షలలో రామాలయోద్ధరణ నిధిని లెక్కించవచ్చు. దాని మూల్య మింత అని నిర్ణయించవచ్చు. కాని, ఒక్క నయాపైసా దగ్గరనుంచి కూడా చిన్న చిన్న మొత్తాలను సమర్పించుచున్న ప్రజల దైవభక్తికి విలువ కట్టగలమా? అమూల్యం కదా రామభక్తి:

శ్రీరాముని దివ్యత్వాన్నిగురించీ, అమూల్యమైన రామభక్తిని గురించీ, రామనామ ప్రభావాన్ని గురించీ అనుమానం గలవారికి, ఎన్నడో వెనకటి యుగాల మాటెందుకు, ఈ యుగంలోనే కబీర్ ప్రమాణం. రామదాసు ప్రమాణం: త్యాగరాజు ప్రమాణం: గాంధీ మహాత్ముడే ప్రమాణం.

విశేషించి, "సీతమ్మ మా యమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి" అంటూ భక్తి పారవశ్యంతో అనుదినం పాటలుపాడుకునే తెలుగు ప్రజకు రాముడే ఇలవేల్పు. మేము సేకరించిన మొత్తమెంతయితేనేమి. పదకొండు నెలలనుంచి కొనసాగిన ఈ నిధి సేకరణోద్యమం పై సత్యాన్ని మరొకమారు ధ్రువపరిచింది. ఇందుకు ఆంధ్ర మహాజనులకు మా మైమోడ్పులు.

చివర కొక చిన్న మనవి. ఇంకొక నెలరోజులవరకే కదా ఈ నిధిసేకరణను కొనసాగించ దానికి మనము నిశ్చయించుకొన్నది. గత పదకొండు నెలలలో ఈ పవిత్రోద్యమంపట్ల అసంఖ్యాకులైన ఆంధ్ర మహాజనులు ప్రకటించిన అసమాన భక్తి విశ్వాసాలను, మా యెడల వారు కనబరచిన ఆత్మీయతను ద్విగుణితం చేసి మరొకమాసం రోజులు తమ సహకార సంపదను మాకు అందజేయాలని ప్రార్థిస్తున్నాము.

రాజాజీకి లక్ష రూపాయలు

సమర్పించడానికి తెలంగాణా స్వతంత్ర పార్టీ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 24— స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకులు శ్రీ సి. రాజగోపాలాచారి హైదరాబాద్ వచ్చినప్పుడు లక్ష రూపాయలు సమర్పించడానికి తెలంగాణా స్వతంత్ర పార్టీ నిర్ణయించింది.

స్టాన్లీవిల్లీ అధికారులకు రాజేశ్వరదయాళ్ లేఖ

15 మంది రాజకీయ నిర్బంధితుల గతి ఏమైనదో వెల్లడించవలసిందని అభ్యర్థన

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 23 :— లుముంబా అభిమానులైన అధికారులచే ఉరితీయబడినట్లు చెప్పబడుతున్న 15 మంది రాజకీయ నిర్బంధితుల గతి ఏమైనదో వెల్లడించవలసినదిగా మిత్రరాజ్యసమితి స్టాన్లీవిల్లీలోని శ్రీ ఆంటోయినె గిజెంగా ప్రభుత్వాన్ని నేడు కోరింది.

వీరు ఉరితీయబడి వుండాలనే సమితి అధికారులు విశ్వసిస్తున్నారని సమితి ప్రతినిధి ఒకరు అన్నారు.

అయితే వీరు ఉరితీయబడినట్లు భావించడానికి యింకా నిదర్శనలేమీ చేరలేదనీ, సాక్షులున్నా లేరనీ, ఒక నివేదిక మాత్రమే ఈ విషయంలో నిన్న అందగా ఆది న్యూయార్క్ లోని మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి నేడు పంపించబడిందని ఈ ప్రతినిధి వివరించారు.

ఉరితీయబడిన వారిలో లోగడ లుముంబాకు అనుకూలంగా వుంటూ ఆతర్వాత కమ్యూనిస్టు వ్యతిరేకపక్షం ఏర్పాటుకుపూనుకొన్న శ్రీ ఆల్ఫాన్సో సొంగోలో, గత డిసెంబర్‌లో పారిపోయినప్పుడు శ్రీ లుముంబాను అరెస్టుచేసిన కమాండెంట్ సొంగో గిల్బర్ట్ అనే సైనికోద్యోగి కలరనీ, స్టాన్లీవిల్లీలోని బలాలను జనరల్ లుండులా క్రమశిక్షణలో, అదుపులో పెట్టగలిగినా స్టాన్లీవిల్లీ వెలుపల వున్న కాంగోలీస్ సైనికులు శ్రీ లుముంబాను, ఆయ ననుచరులను పెక్కుమందిని చంపివేసినందుకు ఈవిధంగా ప్రతీకార చర్యలకు పూనుకొన్నారని కూడా ఈ వార్తలు తెలుపుతున్నాయి.

ఇదే సమయంలో శ్రీ గిజెంగా కయిరోకు పంపిన శ్రీ బెర్నార్డ్ సలుమూ స్టాన్లీవిల్లీలో ఉన్నట్లుండి అజాపజా తెలియకుండా పారిపోయారని సమితికి సన్నిహితులైన వర్గాలవారు అన్నారు.

శ్వేతజాతీయులపై ప్రతీకార చర్యలు జరగగలవన్న భయసందేహాన్ని తొలగించడానికిగాను శ్రీ గిజెంగా మితవైఖరిని వహించడానికే ప్రయత్నిస్తూ వుండవచ్చునని యిక్కడి పరిశీలకులు విశ్వసిస్తున్నారు.

న్యూయార్క్‌లో మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ప్రెసిడెంట్ జోసెఫ్ కసావుబూ, 'ప్రధాని' శ్రీ జోసెఫ్ ఇలియోలు భద్రతా సంఘం కాంగోపై చేసిన కొత్త నిర్ణయంపట్ల చేసిన ఆక్షేపణను ప్రకటించింది.

ఈ తీర్మానం నిబంధనల నమలుజరపడానికి తాము ఎంతమాత్రము అనుమతించబోవని వీరు స్పష్టం చేశారు. కాంగో తన సర్వసత్తాక ప్రతిపత్తిని సర్వవిధాలా కాపాడుకొనడానికే నిశ్చయించుకొందని కూడా వీరు అన్నారు.

జెనీవాలో రెడ్‌క్రాస్ సంస్థ అంతర్జాతీయ సంఘం కాంగో అధికారులకు విజ్ఞాపన చేస్తూ ప్రతీకారచర్యలకు పూనుకోవలదనీ, మానవ సహజమైన కారుణ్యాన్ని ప్రదర్శించవలసిందనీ అన్నది.

తూర్పు జెర్మనీలోని ఫ్యాక్టరీ కార్మికులు లీప్జిగ్‌లో శ్రీ లుముంబా స్మారక చిహ్నం నిర్మాణానికి నిధి వసూలు ప్రారంభించారు. ప్రాగ్‌లో యిద్దరు తల్లులు యిటీవల జన్మించిన తమ శిశువులకు శ్రీ లుముంబా సంస్మృతి చిహ్నంగా పాట్రిస్ అని పేరుపెట్టారట.

రువాండా ఉరుండీ నుంచి పొరపాటున కాంగోలో ప్రవేశించిన ఎనమండుగురు బెల్జియన్ సైనికులు జీవించే వున్నారనీ, వారి విషయంలో ఎట్టి అమర్యాద జరిగి వుండలేదనీ జనరల్ లుండులా సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్‌కు తెలియజేశారు.

షోంబీకి సమితి అధికారుల హెచ్చరిక

ఎలిజబెత్‌విల్లీ, ఫిబ్రవరి 23:— బాలుబా విప్లవకారులపై తన సేనలను పంపి చర్యలు తీసుకొనడానికి పూనుకొనడం భద్రతాసంఘం ఉత్తరువులకు భిన్నమైన చర్య అని యిక్కడి సమితి అధికారులు కాటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయిసే షోంబీని హెచ్చరించారు.

ఈ సంగతి వెల్లడించిన కాటంగా అధికారులు శ్రీ షోంబీ జవాబును వివరించలేరు. కాంగోలో సైనిక చర్యలన్నిటికీ స్వస్తిచెప్పాలనే భద్రతా సంఘం ఉత్తరువు చేసింది.

సంఘర్షణ నివారణకు సేనల కదలికను నిలిపివేయడానికి సమితి అధికారులు, కాటంగా అధికారులు అంగీకరించారన్న వార్త నిజంకాదని కాటంగా ప్రభుత్వ ప్రతినిధి అన్నారు.

నిన్న ఒక స్థానిక ఒడంబడిక నిర్వచనంపై కలిగిన విభేదం ఫలితంగా కాటంగా జెండార్మరీలు, స్వీడిష్ సైనికులు పరస్పరాభిముఖంగా సంఘర్షణకు ఆయత్తులై నిలబడ్డారు.

శ్రీ షోంబీతో నేడు చర్చలు జరిపిన సమితి నైజీరియన్ సైనికదళ నాయకుడు బ్రిగెడియర్ పల్‌వార్ట్ ఉత్తర కాటంగాలోని మనోనోకు బయలుదేరి వెడుతున్నారు.

రష్యా లేఖ

భద్రతాసంఘం కొత్త తీర్మానానికి అనుగుణంగా కాంగోలోని బెల్జియన్ సైనికోద్యోగుల ఉపసంహరణకు సంబంధించిన భోగట్టాను తెలుపవలసినదిగా కోరుతూ సోవియట్ ప్రతినిధి శ్రీ వెలెరియన్ జోరిన్ భద్రతాసంఘం అధ్యక్షుడు సర్ పాట్రిక్ డీన్‌కు ఒకలేఖను అందజేశారు.

లేఖలు:

కృష్ణాజిల్లాలో దాళ్వా పంటకు నీరు సరఫరా సరిగాలేదు

ఆర్యా,

ఈ సంవత్సరం కృష్ణాజిల్లాలో దాళ్వాసాగుకు చాలా నీటి యెద్దడి ఏర్పడినది. నాకు తెలిసినంతవరకు బంటుమిల్లి కాల్వకు నీరు బొత్తిగా రావడం లేదు. కాల్వనీవారు లక్ష్మీపురం ప్రాంతం పూర్తిగా యెండిపోయినది. నీరు అందక పోవుటచే సుమారు నాల్గవవంతు భూమిసాగు చేయుటకు వీలులేక ఆపివేసియున్నారు. వూడ్చినచేలు నీరు చాలకఎండిపోవుచున్నది. ఈ సంవత్సరం వచ్చినంతటి నీటియెద్దడి ఎప్పుడూ వచ్చియుండలేదు. గతప్రథమ పంటకు వర్షాభావం చేతనూ కాల్వనీరుసరిగా సప్లయిలేకపోవుటచేతను సివారు గ్రామములు చాలానష్టపడినవి. ఈ నష్టం నుండి కొంతవరకైనను కోలుకోవచ్చుననే ఉద్దేశ్యంతో రైతులు దాళ్వాసాగు వుత్సాహంతో ప్రారంభించియున్నారు. ఇప్పటి పరిస్థితి చూసి చాలా భయాందోళన చెందుచున్నారు. పరిస్థితులెప్పటికప్పుడు ప్రభుత్వాధికారులకు తెలియచేసుకుంటూ నేయున్నాం. ఇప్పటికైనను ప్రభుత్వంవారు శ్రద్ధ వహించకుండుట శోచనీయం. తుంగభద్రనీరు మరలించుచున్నామని చెప్పుటయేగాని మాకు అందుచున్నట్లు కనపడదు. ఇప్పటికైననూ ప్రభుత్వంవారు,నీటిపారుదల శాఖాధ్యక్షులు వెంటనే నీరు సప్లయిచేయని యెడల మాప్రాంతపుపంటకూ తీరని నష్టం సంభవించును.

ఇట్లు,
ఆకిశెట్టి నరసింహమూర్తి,
బంటుమిల్లి పండలి కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు.
గరిశెపూడి.

ఆగిరిపల్లి దేవాలయం

ఆర్యా,

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాచీనదేవాలయాలలో కృష్ణాజిల్లాలోని, ఆగిరిపల్లి శ్రీ శోభనాచలస్వామి వారి దేవాలయము అతిప్రసిద్ధమైనది. చిరకాలముగ అత్యంతవైభవోపేతముగ నిర్వహింపబడి లక్షలాది యాత్రికుల నాకరించుచు వచ్చినఈ దేవాలయమిప్పుడు మిక్కిలిదీనస్థితిలోనున్నది. ఇది అత్యంతవిచారకరమైన విషయము.

ఆంధ్రులెల్లరును, అతిప్రాచీనప్రధాన నృసింహమహాక్షేత్రమైన ఈ ఆగిరిపల్లి దేవాలయమును పునరుద్ధరించి, తిరిగి దానికి పూర్వపు గొప్పతనమైభవాదుల నెలకొల్పవలసినదని ప్రార్థించుచున్నాను.

ఇట్లు,
బొప్పుకంటి రామానుజాచార్యులు

విజయవాడనుండి తిరుపతికి సరాసరి ఎక్స్‌ప్రెస్ రైలు

ఆర్యా,

తిరుపతి పుణ్యక్షేత్రమునకు సరాసరి ఎక్స్‌ప్రెస్ రైలు లేకపోవుట యెంతయో అసమంజసంగా నున్నది. జనతా మెయిల్ బండ్లలో ఖాళీ లేక, రాత్రిళ్ళు సరిగా నిద్రలేక, పిల్లా జెల్లతో, యెంతమంది తిరుపతి యాత్రికులు నానా యిబ్బందులు పడుటలేదు? ఈ అవస్థకంతటికీ కారణం సరాసరి ఎక్స్‌ప్రెస్ రైలు సదుపాయం లేకపోవుటయే.

ఇప్పుడు విజయవాడనుండి రేణిగుంట వరకు సరాసరి బ్రాడ్‌గేజ్ మార్గం వుండనే వున్నది. ఇప్పుడు వున్న చిక్కల్లా రేణిగుంటనుండి తిరుపతి వరకే. ఈ మధ్యవున్న మీటర్‌గేజి మార్గం మహా వుంటే 6 కిలోమీటర్ల కన్నా వుండదను కొంటాను. ఈ కొంచెం మీటర్‌గేజి మార్గమును మిక్స్‌డ్‌గేజ్‌గా చేస్తే వున్న చిక్కుకాస్తా తీరిపోయి ప్రయాణం యెంతో హాయిగాను, విశ్రాంతిగాను శీఘ్రంగాను వుంటుంది. ఇంకోమాట, ఈ విజయవాడ నుండి తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్క తిరుపతి ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తూ, తెనాలి, పొన్నూరు, చీరాల, ఒంగోలు, కావలి, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, కాళహస్తి, రేణిగుంట, మొదలైన స్టేషనులలో బండి ఆగునట్లు యేర్పాటు చేయాలి.

ఇట్లు,
గొల్ల శ్రీరాములు, తెనాలి.

ఆంధ్ర హైకోర్టుజడ్జి శ్రీ రామచంద్రరావు అస్తమయం

బొంబాయి, ఫిబ్రవరి 24:— ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీ యస్. రామచంద్రరావు నిన్న సాయంకాలం యిచ్చట తాతా మెమోరియల్ ఆస్పత్రిలో మరణించారు. ఆయనకు అస్వస్థతగా వుండడంవల్ల కొన్నిరోజుల క్రితం యిక్కడి ఆస్పత్రిలో చేరారు. ఆయన వయస్సు 53 ఏళ్లు.

సుప్రసిద్ధ న్యాయవాదులైన శ్రీ రామచంద్రరావు నాలుగునెలలక్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమింపబడ్డారు.

ఆయన మృతికి సంతాప సూచకంగా నేడు ఆంధ్ర హైకోర్టు మూయబడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ల అసోసియేషన్ తన సంతాపాన్ని వ్యక్తపరుస్తూ సంతాపతీర్మానం కావించింది.

అడ్వకేటు జనరల్ శ్రీ దువ్వూరి నరసరాజు, ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రారెడ్డి, కీర్తిశేషులు శ్రీ రామచంద్రరావు గుణగణాలను ప్రస్తుతిస్తూ వారి మరణానికి తమ సంతాపాన్ని తెలియచేశారు.

సెలవుదినంగా మే 8 వ తేది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 :— శ్రీ రవీంద్రనాథ టాగూరు శతవార్షికోత్సవం సందర్భంగా వచ్చే మే నెల 8 వ తేదీన శలవు దినంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

ఆషామాషీ

రాజభవనం వార్తలు

రాజభవనాలలో వార్తలకు పత్రికలు చాలా ప్రత్యేకత నిస్తూ వుంటాయి. వాటిని సంపాదించటం ఎంతో కష్టం.... అస లొక చిన్నవిషయం దొరికితే దాన్ని చిలవలు పలువలుగా అల్లి—పత్రికల్లో వేస్తూవుంటారు.

వాటివల్ల పత్రికలకు అంతులేని బేరం. ... విలేఖరులకు చింతలేని జీవితం ఏర్పడుతూ వుంటుంది. —

ఆ వార్తాస్వరూపాలు ఎంత విచిత్రంగా వుంటాయో తెలియజెయ్యడానికి ప్రయత్నిస్తాను...

బ్రిటిష్ పట్టమహిషి నివసించే బకింగ్‌హామ్ రాజభవనంలోనుంచి ఒక్క కారు బైటికి వచ్చినా, లోపలకు వెళ్ళినా, పత్రికలవాళ్ళకెంతో ఆదుర్దా కలుగుతూఉంటుంది.

ఎవ రా కార్లో వెళ్ళింది? ఎందుకు వెళ్ళారు? ఎంతదూరం వెడుతున్నారు...వెళ్ళే చోట వీరికోసం ఏర్పాట్లేం జరుగుతున్నాయి. ఇదివరకెప్పుడూ వెడుతూ వస్తూన్న ప్రదేశానికే వెడుతున్నారా? క్రొత్తచోటికి వెడుతున్నారా? ఇలాటి ప్రశ్నలెన్నో వారే వేసుకుని వారే సమాధానాలు పంపుతూ వుంటారు.

మార్గరెట్ గుర్రమెక్కింది

ఒకసారి మార్గరెట్ రాకుమారి ఎడింబరో ప్రభువు గుర్రాలెక్కి రాజమందిరంలో నుంచి బయటికి వెళ్ళారు...

వెంటనే ఈ వార్త ఒక పత్రికా విలేఖరి టెలిఫోనులో చెప్పాడు ఆ పత్రికల వాళ్ళకు.

"వెళ్ళారు సరే! ఇంకా వివరాలేమిటి"? ఆడిగారా పత్రికనుంచి.

ఆ విలేఖరికి ఆట్టే కోతలు రావు. అందువల్ల 'అంతకన్నా విశేష లేం లేవు' అన్నాడు.

"అయితే, పత్రికాధిపతితో మాట్లాడు" అని టెలిఫోను అక్కడికి కనెక్టుచేశాడ వ్యక్తి!

పత్రికాధిపతి ఇలా అన్నారు: "నువ్వా! నీపేరు బ్లాంకుకాదూ! నేను ఎడిటర్నిమాట్లాడుతున్నా... మార్గరెట్ వెళ్లిందా గుర్రంమీద? ఇంకేం వివరాలు లేవు!

"ఇంకేం వుంటాయి?

"వెంటవెళ్లింది ఎడిన్‌బరో రాకుమారుడేనా!

"అవును"

"సరిగ్గా చూశావా! ... సందేహమా?

"నాకేం సందేహంలేదు — ఆయనే"

"అదికాదయ్యా ... ఇంకొకర్నిచూచి ఆయనే నని నువ్వెందుకు భ్రమపడకూడదు? ...

"నేను భ్రమపడలేదు. ఆయనే, ముమ్మాటికి ఆయనే ...

అయితే మనఖర్మం

"మన ఖర్మ ... ఖర్మకాకపోతే ఎడిన్‌బరో రాకుమారుడే వెళ్లడమేమిటి? ... మరి ఒకడైతే ఎంతబాగుండేది! వార్త కెంత ప్రాముఖ్యం వచ్చేది! ... నీకెంత పేరొచ్చేది? నాకెంత పేరొచ్చేది?

"ఇంకోడు కాదుసార్ ... ఆయనే ...

"సరే! తప్పదంటున్నావుగా! — అయితే వాళ్ళ ఉదయం ఫలహారంతీసుకు బయలుదేరారా?....

"ఆవిడ ఫలహారం ఎప్పుడు తీసుకుంటుందో నాకు తెలియదుసార్! ...

"ఆదేమిటయ్యా! అమాత్రం కనుక్కోలేవు... ఆదేమంత పెద్ద రహస్యం? విలేకరి అన్నతర్వాత ఫలహారంమాటే కనుక్కోలేకపోతే ఎలా! ... వాళ్ల నిత్యకృత్యమంతా తెలుసుకోవాలి...

"ఫలహారాల గడికి నన్ను రానిస్తారాసార్! అంత పలుకుబడి ఎలా సంపాదించడం? ...

"ఎలాగో అలా సంపాదించాలి. పూరికే పోతుందా నీకు బోలెడు డబ్బిస్తాం ...

"ఇస్తారు నాకు తెలుసు, నాకు తెలిసిం దంతవరకే ... దాంతో నన్నొక నవల వ్రాయమంటే వ్రాయలేను."

"అలా అని వూరుకోకూడదయ్యా... ఎన్నో విషయాలు బైటికి లాగాలి... కొంచెం గడుపిస్తే తెలుసుకొని ఫోనుచెయ్యి ...

"ఏంచెయ్యనుసార్ ..."

"ప్రశ్నలు కావాలంటే నేనందిస్తా తీసుకో ... బైటికి వెళ్లిందావిడ ... ఎంతసేపటికి తిరిగి వచ్చింది? ఎలాటి దుస్తులు ధరించింది? ఇలాంటివే ... మరి త్వరగా కనుక్కో ... గంట టైం... చోటు ఆట్టేపెట్టి వుంచుతాం. సరాసరి నాకే ఫోనుచెయ్యి ... గుడ్ లక్ ..."

మార్గరెట్ గుర్రంపడిందా!

ఆ విలేకరికి వెర్రి ఎక్కిపోయింది. పాపమాయన ఏదో పనిమీద తిరుగుతూ వుండగా మార్గరెట్ గుర్రంమీద వెళ్లడం చూశాడు — పోనీగదా అని ఫోనుచేశాడు. దాంతో ఎడిటర్ ఘుక్కుపట్టుకున్నాడు.

అరగంట తరువాత మళ్లీ ఫోను వచ్చింది. "నువ్వేనా! బ్లాంకు వేనా ... నీ వార్తకోసం చోటు ఆట్టిపెట్టాం. అన్నట్లు మార్గరెట్ ఎక్కివెళ్లిన గుర్రం ఎక్కడో పడిందట. కాని ఆవిడ చాలా తెలివితేటలుగా—తాను పడకుండా దాన్నిలేవదీసిందట! చూశావా! ఎంత తమాషాగా వుందో! భలే కథలే!

గురువెవ్వరు? గుణమెట్టిది!

"అయితే నువ్వు మరికొన్ని వివరాలు తెలుసుకోవాలి. మార్గరెట్‌కు స్వారీనేర్పిన గురువుపేరు? ఎంతకాలంక్రింద విద్య ప్రారంభించాడు? ఎప్పుడు ముగించాడు ... ఇవన్నీ స్వీకరించు.

ఆ తర్వాత 'మార్గరెట్ తెలివైన, రౌతు అనే శీర్షికక్రింద ఆమెతో వెంటనే ఒక యింటర్వ్యూ తీసుకో. అక్కడితో మన పని అవుతుంది. పత్రిక ఎగిరిపోతుంది ఆకాశానికి.

"ఇదుగో యింకో విషయం.గుర్రం పడ్డప్పుడు ఫోటో ఎవరైనా తీస్తే, అది సంపాదించు. పోనీ ఎవరైనా వచ్చి ఆవిణ్ణి పరామర్శిస్తున్నట్లు అయినా సరే ఒక ఫోటో సంపాదించు.

"ఇవన్నీ నే నెక్కడ సంపాదించను సార్! రాజభవనంలోకి పిల్లికూడా దూరడానికి అవకాశం లేదు. గుర్రపుస్వారీ నేర్పిన గురువుతో ఇంటర్వ్యూ అంటారా! వాడు పెదివి విప్పితే పెద్దల్లో కలిసిపోతాడు. ఇక ఫోటో అంటారా? రాజభవనంనుంచి పర్మిషను తెస్తేగానీ ఇవ్వరు. అసలు గుర్రం పడిందని మీతో ఎవరు చెప్పారు?

"మాకు మెసేజి వచ్చింది. ఆదికూడా నువ్వే పంపితే ఎంత బాగుండేది? మోటర్‌సైకిలు మీద వాళ్లవెంట వెళ్లినా బాగుండేది! అయిందేదో అయింది. అడిగిన వివరాలు త్వరలో కనుక్కొని పంపించు.

కథపొడిగించు పుణ్యముంటుంది

విలేఖరికి గొంతులో వెలక్కాయ పడ్డట్టుంది. అంతవరకు అతనికి మంచి పేరుంది. ఈ రోజుతో ఆదికాస్తా పోయేలా గుంది. ఎలా ఈ బాధ్యత వహించటం? అసలు గుర్రం పడిందో లేదో! ఒకవేళ పడితే అది ఎవరికంట పడిందో! వాణ్ణి కలుసుకోవట మేలా? వార్త పంపడమెలా, ఫోటో సంపాదించడమెలా!

మళ్లీ టెలిఫోను వచ్చింది...

"మిస్టర్ బ్లాంక్ ... మార్గరెట్‌కథ మనం వదిలిపెట్టడం మంచిది కాదు. ఎలాగైనా సాధించాలి. నీకు తోడుగా గోల్డుడిగ్గర్, పిక్‌టీట్ అనే మరి యిద్దర్ని పంపుతున్నాం... ఒక ఫోటోగ్రాఫరు కూడా వస్తున్నాడు. వాళ్లకు సహాయం చెయ్యి. ఎలాగో అలా కథ సంపాదించి, సాయంత్రానికి పత్రికలో వెయ్యాలి. దానికి నీ సహాయం పూర్తిగా కావాలి.

"అసలు మీ కెవరో వార్త పంపారన్నారుగా. వారి నడిగితే బాగుంటుందేమో!

"వార్త పంపినవా డెక్కడ దొరుకుతాడు? ఎవడో వచ్చి ఆఫీసులో ఈ వార్త చెప్పి, ఒకకప్పు కాఫీ త్రాగి,చక్కా పోయాడు., తక్కిన యిద్దరూ వస్తూ దర్యాప్తుకోసం తెచ్చిన ప్రశ్నల జాబితా యిది.

ప్రశ్నల జాబితా

1. గుర్రపుశాల ఎక్కడుంది?
2. అది అద్దెదా? స్వంతమా?
3. ఒక గుర్రం మునలి దయిపోయినమాట నిజమేనా?
4. అది శాలలో వుంటుందా? బైట వుంటుందా?
5. అన లా శాలలో ఎన్ని గుర్రా లున్నాయి?
6. వాటికి గడ్డి ఎక్కడనుంచి వస్తోంది?
7. ఇంతకుముందు మార్గరెట్‌తో కలిసి ఎవరైనా గుర్రపు స్వారికి వెళ్లారా?
8. పోలీసులు వెంట వెడతారా!
9 మార్గరెట్ ఎప్పుడూ ఒక్కటే గుర్రం ఎక్కుతుందా? మారుస్తుంటుందా?
10 ఆ గుర్రం అక్కడ ఎన్నాళ్లనుంచి వుంటోంది?
11. మళ్లీ మార్గరెట్ ఎప్పుడు గుర్రంమీద బైటికి బయలుదేరుతుంది?
12. ఈ సారి ఎవరు వెంట వుంటారు?
13. గుర్రపు శాలలు ఏ మూలాలలో ఉన్నాయి?
14. పోలీసులు మార్గరెట్ బైటికివెళ్ళినప్పుడేం ఏర్పాట్లు చేస్తుంటారు?
15. ఆమె ఎక్కే గుర్రం రంగేమిటి?

—ఇంతవరకు వెంటనే తెలియచేయవలెను.

(సశేషం)

—రావూరు



గుర్రంపడిందా! ఎలాపడింది! ఎక్కడపడింది?....

ఖాట్మండులో లాఠీఛార్జి

50 మందికి తీవ్రంగా గాయాలు

ఖాట్మండూ, ఫిబ్రవరి 24:— నిన్న సాయంకాలం నగరవీధులలో 400 మందితో రాజు మహేంద్రకు వ్యతిరేకంగా గొప్ప నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, రాజకీయ నాయకులను విడుదల చేయాలని, నియంత నశించాలని ప్రదర్శకులు నినాదా లిచ్చారు. పోలీసులు ప్రదర్శకులపై లాఠీచార్జీ చేయగా చిన్నపిల్లలతోసహా 50 మందికి తీవ్రంగా గాయాలు తగిలాయి. ప్రదర్శకులను చెదరగొట్టినపిమ్మట, పోలీసులు వీధులలో ముఖ్యమైనచోట్ల గస్తీ స్థావరాలను ఏర్పరుచుకొన్నారు.

తెల్లటి దుస్తులలో ఢిల్లీ న్యాయవాదులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 :— ఢిల్లీలోని న్యాయవాదులు అందరూ వేసవికాలం సమీపిస్తూండడంతో తెల్లని అంగరఖా, పైజమాలను ధరించి, కోర్టులకు హాజరవుతున్నారు. వేసవికాలంలో న్యాయవాదులు సాంప్రదాయరీత్యా ధరించవలసిన దుస్తులు బదులు వదులుగా నల్లటికోట్లు, ట్రవుజర్లుకానీ, తెల్లటి అంగరఖా, పైజమాలుకానీ ధరించడానికి ఢిల్లీ సెషన్సుజడ్జీ యిటీవల అనుమతి యిచ్చారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకుని తెల్లటి దుస్తులలోనే న్యాయవాదులు కోర్టులకు హాజరవుతున్నారు.

మద్రాసురాష్ట్రం పేరు మార్పు సమస్య

ఆర్థికమంత్రి ప్రకటనపై తీర్మానం ఉపసంహరణ

మద్రాసు, ఫిబ్రవరి 24:— చెన్నరాజ్యానికి మారుగా ఇకముందు ప్రభుత్వ రికార్డులలో "తమిళనాడు" అని ఉదహరింపబడుతుందనీ, ఆంగ్లంలో "మద్రాసు స్టేట్" అని వ్యవహరింపబడుతుందనీ, అంగ్లంలో పేరు మార్చవలసిన అవసరం లేదనీ ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం రాష్ట్రంపేరు మార్చవలసిందిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చకు నిన్న సమాధానమిస్తూ ప్రకటించారు.

తీర్మాన ప్రధాన ఉద్దేశం నెరవేరింది గనుక తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నానని శ్రీ చిన్నాదొరై చెప్పారు.

ఆర్థికమంత్రి ప్రకటన, తీర్మాన ఉపసంహరణ రెంటికీ శాసనసభ్యులు హర్షాన్ని వెలిబుచ్చారు.

విశాఖపట్టణంలో రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీ

మద్రాసులోని ప్యారీ అండ్ కంపెనీకి లైసెన్సు మంజూరు చేయడానికి నిర్ణయం

రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో కూడా మరి రెండు ఫ్యాక్టరీల స్థాపనకు లైసెన్సులు

(మన ప్రత్యేక ప్రతినిధి) ఢిల్లీ, ఫిబ్రవరి 24:—

విశాఖపట్టణంలో ఎనభై వేల టన్నుల ఉత్పాదన శక్తిగల ఎరువుల ఫ్యాక్టరీని నెలకొల్పడానికి పారిశ్రామిక లైసెన్సును మద్రాసు ప్యారీ అండ్ కంపెనీకి ఇవ్వాలని ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది. ప్యారీ అండ్ కంపెనీ ఈ ఫ్యాక్టరీని ఇంటర్నేషనల్ మినరల్స్, కెమికల్స్ కార్పొరేషన్‌తో కలిసి స్థాపించవలసి ఉంటుంది.

విశాఖపట్టణంలో నెలకొల్పే ఈ ఫ్యాక్టరీకి లైసెన్సు సంపాదించడానికి ప్యారీ అండ్ కంపెనీకి, బిర్లాన్‌కూ తీవ్రమయిన పోటీ పడింది.

బిర్లాన్ ఈ ఫ్యాక్టరీని కాపర్స్ అండ్ కైజర్స్‌తో కలిసి నెలకొల్ప దలిచారు. ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంలో ఐ.ఎం.సి.సి. కి ఎరువుల ఉత్పత్తిలోకల అత్యధికఅనుభవాన్ని పరిగణించారు.

రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌లో ఎరువుల ఫ్యాక్టరీ కట్టడానికి మెస్సర్స్‌జలాన్ అండ్ కంపెనీ మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీలో గానీ, కట్నీలో గానీ, ఫ్యాక్టరీని కట్టడానికి మెస్సర్స్ ఖన్‌డేల్‌వాల్‌కు లైసెన్సులుయివ్వడానికి నిర్ణయించారు.

విదేశీ కంపెనీలు పాల్గొనడానికి ప్రభుత్వానికి ఆమోదకరమయిన షరతులకు లోబడి ఈ లైసెన్సులు మంజూరు చేస్తారు.

కాల్ టెక్స్ రిఫైనరీ సన్నయిచేసే "నాఫ్తా" మీద విశాఖఫ్యాక్టరీఆధారపడుతుంది. హనుమాన్‌ఘర్, మధ్యప్రదేశ్, ఫ్యాక్టరీలు ముడిపదార్థాలుగా బొగ్గు, సున్నపురాయిని వాడతాయి. ఈమూడు ఫ్యాక్టరీలు తృతీయప్రణాళికా కాలంలో ఉత్పత్తిని ప్రారంభిస్తాయి.

ఈ మూడు ఫ్యాక్టరీలకు లైసెన్సులు యివ్వడంతో తృతీయ ప్రణాళికా కాలంలో ప్రయివేటు రంగానికి కేటాయించిన రెండులక్షల టన్నుల ఉత్పత్తి జరుగాలన్న కోటా పూర్తి అయినట్లే.

మావో 'శిష్యుడు' కెన్నెడీ

వాషింగ్టన్, ఫిబ్రవరి 24:—

అమెరికా ప్రెసిడెంటు కెన్నెడీ చైనా కమ్యూనిస్టుపార్టీ అగ్రనాయకుడు మావోకు ఒక విషయంలో శిష్యుడు. అంటే దాని అర్థం, మావో రాజకీయార్థిక ప్రాయాలను, కెన్నెడీ అంగీకరిస్తున్నాడని కాదు. కాని మావో, గెరిల్లా యుద్ధవ్యూహాలు, వ్యూహ రచనా పద్ధతులు, కెన్నెడీని అమితంగా ఆకర్షించాయట. గెరిల్లా యుద్ధాన్ని గురించి మావో వ్రాసిన గ్రంథాన్ని జాగ్రత్తగా పఠించి అందలి విశేషాలను గమనించవలసినదిగా అమెరికా సైనికాధికారులకు కెన్నెడీ ఇటీవల సూచించారట.

'నా రాజీనామా వార్త పూర్తిగా సత్యవిదూరం'

ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి విస్పష్ట ప్రకటన

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి) హైదరాబాదు, ఫిబ్రవరి 24:—

మద్రాసునుండి వచ్చే ఒక తెలుగు దినపత్రికలో ఫిబ్రవరి 20 వ తేదీన సాయంకాలానికి బడ్జెట్ ప్రతిపాదనలు ప్రకటితమైనందుకుగాను తాను రాజీనామా యివ్వడానికి నిశ్చయించినట్లు వెలువడినవార్త కేవలం సత్యవిదూరమైనదని రాష్ట్రఆర్థికమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడు ప్రకటించారు.

బడ్జెట్టు ప్రతిపాదనలున్న మద్రాసు తెలుగు దినపత్రిక కాపీలు ఫిబ్రవరి 20 వ తేదీన సాయంకాలం ఐదున్నర గంటలకు అమ్మకానికి లభ్యమైనాయని శ్రీ బ్రహ్మానందరెడ్డిదృష్టికితీసుకొనిరాగా, రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్టు ప్రతిపాదనకు ముందే బడ్జెట్ ప్రతిపాదనలు ప్రకటించినట్లు కాబోదని ఆయన స్పష్టంచేశారు.

చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలోనూ, మద్రాసునగరంలోనూ, ప్రభుత్వం గుర్తించిన దినపత్రికలకు వార్తా సంస్థలకు బడ్జెట్ ప్రతిపాదన అదేరోజున ఉదయం 11 గం. లకు స్థానిక విలేఖర్లద్వారా, బడ్జెట్టుప్రసంగం కాపీలను అందజేయటం జరుగుతున్నదనీ ఆర్థికమంత్రి వివరించారు. మద్రాసులోని పత్రికలకు మద్రాసురాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ద్వారా బడ్జెట్టు ప్రసంగం కాపీలను అందజేసే ఆచారం కలదన్నారు.

బడ్జెట్టు ప్రతిపాదనలను వివరంగా ప్రకటించడానికి వీలుగా కొంచెం ముందుగానే పత్రికలకు బడ్జెట్టు ప్రసంగం కాపీలను అందజేయడం జరుగుతున్నదని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

సాయంకాలం నాలుగు గంటలలోపల బడ్జెట్టు ప్రతిపాదనలున్న పత్రికల కాపీలను పంపిణీ చేయరాదనే షరతులతోనే బడ్జెట్టు ప్రసంగం కాపీలను అందజేస్తున్నామని ఈ నిబంధనను అలా పత్రికలు పాటిస్తున్నాయనీ, శ్రీ బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఏదో ఒక పత్రిక ఈ నిబంధనను పాటించడంలో కొంత పొరపాటు చేసినంతమాత్రాన చర్యలు తీసుకోవలసిన అవసరం లేదన్నారు.

ఫిబ్రవరి 20 వ తేదీన హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలలో సాయంకాలం ఐదున్నర గంటలకు బడ్జెట్టు ప్రతిపాదనతో కూడిన మద్రాసు తెలుగు దినపత్రిక కాపీలను అమ్మడం బడ్జెట్టు రహస్యాలను ముందుగానే వెల్లడించినట్లు కాబోదని ఆయన స్పష్టంచేశారు.

అన్ని పత్రికలకు ఫిబ్రవరి 20 వ తేదీన ఉదయమే బడ్జెట్ ప్రసంగం కాపీలను అందజేయటం జరిగిందనీ, మామూలుగానే సాయంకాలం నాలుగు గంటలకు ముందుగా ప్రచురించరాదనే నిబంధన విధించబడిందన్నారు.

మద్రాసు తెలుగు దినపత్రిక సాయంకాలం బడ్జెట్టు ప్రసంగాన్ని ముద్రించి, కొన్ని కాపీలను విమానం ద్వారా పంపడంవల్ల హైదరాబాదు నగరానికి 4—15 నిముషాలకు వచ్చినవనీ, నగరంలో 5—30 గంటలకు తరువాత అమ్మకం జరిగిందనీ వివరించారు.

అందుచేత, రాష్ట్ర అసెంబ్లీలో తన ప్రసంగం ముందే బడ్జెట్టు ప్రతిపాదనలు వెలువడినట్లు కాజాలదని శ్రీ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు.

బాపట్ల, ఫిబ్రవరి 22:— శ్రీ రామకృష్ణ జయంతి మహోత్సవాలు 17 నుండి 21 వరకూ శ్రీ రామకృష్ణ సమాజ సభ్యులు జరిపారు.

ఉక్కు వస్తువులపై రేషనింగు

ఆంధ్రప్రభుత్వం విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 24:—

దేశంలోని అన్నిరాష్ట్రాలలోను, ప్రమాణం జన సంఖ్య ప్రాతిపదికలపై సమానంగా పంపిణీ చేసేనిమిత్తం ఉక్కు రేకులు, తీగెలు, ఉక్కు కడ్డీలపై కొంతమేరవరకు రేషనింగును పెట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించినది.

అభివృద్ధి చెందని ప్రాంతాలలో ఫ్యాక్టరీలు అవసరానికి తగినట్లుగా ఉక్కురేకులు మొదలైనవాటిని సరఫరా చేయవలసిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతప్రభుత్వాన్ని కోరింది.

ఉక్కు పరికరాల సేకరణ, పంపిణీ విషయంలో భారతప్రభుత్వం నిబంధనలను కొంతవరకు సడలించినప్పటికీ, కొన్ని ఉక్కు పరికరాల పంపిణీ తగినంత సంతృప్తికరంగాలేదని ఒక ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.

రైతులకు ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు

లోక్‌సభలో శ్రీ ఎస్. కె. డే, డాక్టర్ దేశ్‌ముఖ్‌ల మధ్య తీవ్ర వాగ్వివాదం

ఢిల్లీ, ఫిబ్రవరి 24:—

లోకసభలో నేడు ప్రభుత్వ విధానానికి సంబంధించిన ఒక విషయమై ఇద్దరు మంత్రులమధ్య ఏర్పడిన అభిప్రాయభేదం తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది.

రైతులకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఏర్పాటు చెయ్యడం విషయమై మంత్రులు శ్రీ ఎస్. కె. డే, డాక్టర్ పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్‌ల మధ్య ఘర్షణ జరగడం సభ్యులకు ఆశ్చర్యం కలిగించింది.

రైతులకోసం ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు వారికి అంత లాభదాయకం కాదనే రిజర్వు బ్యాంకితో సంప్రతించినమీదట ప్రభుత్వం నిర్ణయించుకొన్నదని శ్రీ ఎస్.కె.డే ప్రకటించగా అట్టి బ్యాంకు తప్పక అవసరమనీ, దేశానికి దానివల్ల ప్రయోజనం వుండగలదనీ డాక్టర్ దేశ్‌ముఖ్ అన్నారు.

రైతుల బ్యాంకు డైరెక్టర్ కాని, స్థాపకుడు గాని పార్లమెంటు సభ్యుడు కాదుగదా అని శ్రీ మహావీర్‌త్యాగి ప్రశ్నించారు.

ఈ అంశం తన మంత్రిత్వ శాఖకు చెందుతుందని ఆహారమంత్రి శ్రీ పాటిల్ అన్నారు.

ఇద్దరు మంత్రులు — ఒకరు ఔనన్నది మరొకరు కాదనే పరిస్థితి ఏర్పడినపుడు స్పీకర్ సాయపడాలని శ్రీ నాథ్‌పాయ్ అన్నారు.

ఈ బ్యాంకుతో ఏమంత్రికీ తన అధికార హోదాలో సంబంధంలేదనే శ్రీ ఎస్. కె. డే అన్నారు. డాక్టర్ దేశ్‌ముఖ్ కూడా అధికారరీత్యా తనకు సంబంధం లేదన్నారనీ, కాగా దీనిని మంత్రివర్గంలో భేదాభిప్రాయంగా భావించ వగత్యం లేదనీ స్పీకర్ అన్నారు.

ఏమైనప్పటికీ ఈ అభిప్రాయ భేదాలను మంత్రులు యిక్కడ పెట్టుకోకుండా చూడాలని కూడా స్పీకర్ అన్నారు.

శ్రీ రామకృష్ణన్‌గుప్త ప్రశ్నకు జవాబిస్తూ ఫార్మర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తాము ఎట్టి సంబంధం పెట్టుకోరాదనే ఇండియా ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నిర్ణయించుకొన్నవనీ, అయితే 1960 నవంబర్ 22 వ తేదిని ఫార్మర్స్‌బ్యాంకు రిజిస్ట్రేషన్ జరిగిందనీ శ్రీ డే వివరించారు.

అనుబంధ ప్రశ్నలకు జవాబిస్తూ ఉన్నత స్థాయిలో వున్నవారిచే ఏర్పాటైన బ్యాంకు కొంది మంది ధనికులకైన రైతులకేగాని సామాన్య రైతు జనానికి ప్రయోజనకరం కాకపోవచ్చుననీ, తక్కువ స్థాయిలో వున్నవారు ఏర్పాటుచేసే బ్యాంకుకే సహాయం లభించాలనీ కూడా మంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ పేర్కొన్నారు.

అవతార్ మెహర్ బాబా

67 వ జన్మదినోత్సవం నేడే

''నేను మేలుకొలుపుటకేగాని, బోధించుటకు రాలేదు''

6-11 సంవత్సరాల పిల్లలకు రాష్ట్రమంతటా నిర్బంధోచిత విద్య

—బిల్లుకు శాసనసభ ఆమోదం

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 24:—

వచ్చే ఆర్థికసంవత్సరం నుంచి రాష్ట్రంలో 6-11 సంవత్సరాలలోపు వయస్సుగల పిల్లలకందరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టే బిల్లును రాష్ట్రశాసనసభ నేడు ఆమోదించింది.

భారతదేశ భవిష్యదభివృద్ధికి ఇది అతిముఖ్యమైన విప్లవాత్మకమైన సంస్కరణ అని విద్యామంత్రి శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు ఈ బిల్లును గురించి చెపుతూ వక్కాణించారు.

6—11 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలందరకు ఈబిల్లననుసరించి ఉచితంగా నిర్బంధంగా విద్య బోధించబడుతుంది. ఈ వయస్సులోని పిల్లలను పాటశాలలకు పంపని తల్లిదండ్రులను శిక్షించటానికి కూడ బిల్లు అవకాశ మిస్తున్నది.

ఈ బిల్లును తెలంగాణా ప్రాంతీయ సంఘం ఇదివరకే ఆమోదించింది.

ఈ బిల్లును అమలుచేయటానికి తృతీయ ప్రణాళికా కాలంలో అదనంగా 28 వేలమంది ఉపాధ్యాయులు అవసరమౌతారని బిల్లును ప్రతిపాదించిన విద్యామంత్రి తెలియచేశారు.

బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ ఇంత ముఖ్యమైన బిల్లును ప్రతిపాదించే అవకాశం లభించినందుకు చాల సంతోషిస్తున్నానని శ్రీ పట్టాభి రామారావు అన్నారు.

ఈ పథకాన్ని అమలు చేయటానికి రు 7.76 కోట్లు కావాలనీ, భవనాలకు, పరికరాలకు రు. 1.50 కోట్లు కావాలనీ ఆయన చెప్పారు.

సాధ్యమైనంత ఎక్కువమంది పిల్లలను పాఠశాలలకు రప్పించటమే ఈ బిల్లు ఆశయమనీ, బిల్లులోని శిక్షలకు సంబంధించిన సెక్షన్‌లను నిర్బంధ పరిస్థితులలో తప్ప ఉపయోగించక పోవచ్చునని విద్యామంత్రి చెప్పారు.

ఈ ప్రణాళికలో 28 వేలమంది ఉపాధ్యాయులు చాలరనీ, అయితే పథకాన్ని ప్రారంభించవలసి ఉన్నదనీ మంత్రి అన్నారు.

ఉపాధ్యాయులకు సాధ్యమైనంతమేరకు సహాయం చేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, వారి పరిస్థితి వెనుకటికన్న ఇప్పుడు చాల మెరుగు అనీ, విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల పరిస్థితులను మెరుగుపరచటం అవసరమని ప్రభుత్వం విశ్వసిస్తున్నదని విద్యామంత్రి చెప్పారు.

బాగా చదువుకొన్నవారిని ఉపాధ్యాయ వృత్తికి ఆకర్షించటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, స్వల్పకాలిక శిక్షణ ప్రవేశపెట్టటంద్వారా సాధ్యమైనంత ఎక్కువమందిని ఉపాధ్యాయులుగా తరిఫీదు ఇయ్యటం గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నదనీ కూడ మంత్రి చెప్పారు.

రిటైరైనవారిని కొందరిని తిరిగి నియమించి కూడ ఉపాధ్యాయుల కొరత కలగకుండా చేసే ఆలోచన కలదని ఆయన తెలియచేశారు.

పాటశాలల భవనాలలోను, పరికరాలలోనుగల లోపాలనన్నిటినీ సవరించటానికి మంత్రి వాగ్దానం చేశారు.

బిల్లును విజయవంతంగ అమలుచేయటానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలనీ, పిల్లలను పాఠశాలలకు పంపవలసిన అవసరాన్ని గురించి తల్లిదండ్రులకు నచ్చచెప్పాలనీ విద్యామంత్రి విజ్ఞప్తి చేశారు.

మంత్రి సమాధానం అనంతరం ప్రభుత్వం ప్రతిపాదించిన కొద్ది సవరణలతో బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

బిల్లుపై క్లాజువారీ చర్చలో మాటాడుతూ బిల్లును 6—14 సంవత్సరాలలోపు వయస్సుగల పిల్లలకు వర్తింపచేయాలనీ, ఉపాధ్యాయులకు భీమా, పింఛన్, ప్రావిడెంట్‌ఫండ్ సౌకర్యాలు కలిగిస్తేనే వారు ఎక్కువ శ్రద్ధతో బిల్లుకోసం కృషి చేయగలరనీ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య సూచించారు.

బిల్లును విజయవంతంగా అమలుచేయటం కోసం పిల్లలకు మధ్యాహ్న భోజన వసతి, ఉచితంగా పుస్తకాలు, మెరిట్ స్కాలర్‌షిప్‌లు ఉండాలని శ్రీ భాట్టం శ్రీరామమూర్తి (కాంగ్రెసు) సూచించారు.

పేదవారైన తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపటం కష్టమౌతుందనీ, ఈ బిల్లువారిని బాధపెట్టవచ్చుననీ శ్రీ వేముల కూర్మయ్య (కాంగ్రెసు) అన్నారు.

ఉపాధ్యాయుల కరువుపరిస్థితిని మెరుగుపరచనిదే వారినుంచి ఏమీఆశించరాదనీ,ఇప్పటిఉపాధ్యాయుల ద్వారా విద్యావిధానంలో అభివృద్ధిసాధ్యం కాదనీ, మంచి ఉపాధ్యాయులు, వారికి మంచి జీవనపరిస్థితులు అవసరమనీ శ్రీ రొక్కం లక్ష్మీనరసింహం దొర (కాంగ్రెసు) అన్నారు.

విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షించటంకోసం వారికి యూనిఫారందుస్తులు, మధ్యాహ్న భోజనం

(మిగతా 7 వ కాలంలో)

గట్టిచర్య తీసుకొమ్మని సమితిసేనకు ఉత్తర్వు

కాసైరాష్ట్రంలోనికి లుముంబా పక్షసేనలు చొచ్చుకు వెళ్లిన ఫలితంగా నట

లియోపాల్డ్‌విల్లీ, ఫిబ్రవరి 24:—

లుముంబా అనుకూలురైన సైనికులు కాసైరాష్ట్రంలో చాలా లోపలికి చొరబడినట్లు వార్తలు వచ్చినమీదట, ఘర్షణ ఏమీ జరగకుండా నివారించడానికిగాను గట్టిచర్య తీసుకొనవలసిందని కాంగోలోని మిత్రరాజ్యసమితి తాలూకు ఘనా సైన్యానికి ఉత్తర్వు ఇవ్వబడినట్లు సమితి ఇవాళ ప్రకటించింది.

లుముంబా పక్ష సైన్యాల ప్రవేశం ఎంతవరకు నిజమో విచారించడానికిగాను ఘనా సైనికుల గస్తీదళం ఒకటి పంపబడినట్లు సమితి ప్రతినిధి ఒకరు తెలియజేశారు. కాసై రాష్ట్ర రాజధాని అయిన లులువా బర్గ్ ప్రాంతంలో లుముంబా పక్ష సైన్యాలున్నట్లు తెలుస్తున్నది.

"ప్రజా విముక్త సంఘం"

ప్రత్యర్థి రాజకీయ కూటాలను సమైక్యపరచి, మిత్రరాజ్య సమితి కాంగోను బలవంతాన కైవసం చేసుకొనకుండా ఆపడానికిగాను "ప్రజా విముక్త సంఘం" ఏర్పాటు చేసే విషయం కాంగోలీస్ రాజకీయ నాయకులు మళ్లీ ఆలోచిస్తున్నారు.

"దక్షిణ కాసై" రాష్ట్రప్రధానినని తనకు తానే ప్రకటించుకున్న శ్రీ ఆల్బర్ట్ కలోంజీ ఇటువంటి సంఘం ఏర్పాటు జరగాలని సూచిస్తూ కాంగోలీస్ ప్రెసిడెంట్ జోసెఫ్ కసావుబూ, కటాంగా ప్రెసిడెంట్ మోయిస్‌షోంబీలకు గతరాత్రి తంతివార్తలు పంపించారు.

కాంగో విషయంలో సమితి భద్రతా సంఘం చేసిన తాజా తీర్మానాలపట్ల ఉమ్మడి విధానాన్ని రూపొందించడానికిగాను రాజకీయ, సైనిక స్థాయిలలో "తక్షణ సమావేశం" జరగాలని ఆయన సూచించారు.

మంగళవారంనాడు న్యూయార్క్‌లో చేయబడిన తీర్మానం కాంగో సర్వసత్తాక ప్రతిపత్తికి విఘాతం కలిగిస్తున్నదని ఈ ముగ్గురూ ఆక్షేపణ తెలియజేశారు. కొంతవరకు తాము సహకరిస్తామని కసావుబూ, షోంబీలు సూచించారు.

స్టాన్లీవిల్లీ మౌనం

భద్రతా సంఘ తీర్మానంపట్ల ఓరియంటేల్ రాష్ట్రంలోని లుముంబా అనుయాయుల ప్రభుత్వపు వైఖరి ఏమిటో ఇంతవరకు తెలియదు.

ఓరియంటేల్ రాష్ట్రంలోను, మరొక లుముంబా పక్షపు రాష్ట్రమైన కివూ లోను అధికారంకోసమై జరుగుతున్న కీచులాటకారణంగా అక్కడి నాయకులకు ఈ విషయమై ఆలోచించే తీరిక లేకపోయి వుండవచ్చునని రాజకీయవర్గాల వారన్నారు.

జిల్లా కమిషనర్ శ్రీ బెర్నార్డ్ సాలుము, రాష్ట్రంనుంచి అంతర్ధానమైనట్లు స్టాన్లీవిల్లీ నుంచివచ్చిన తాజావార్తలు సూచిస్తున్నవి. మూకుమ్మడి అరెస్టులకు, స్టాన్లీవిల్లీ ప్రాంతంలో పందలకొద్దీమంది యూరపియన్‌లను కొట్టడానికి ఆయనే బాధ్యుడని అంటున్నారు.

పడివున్నదనీ, ఈ తీర్మానానికి "పట్టరీత్యా పరిమిత వ్యాఖ్యానం" చేయవద్దని మిత్రరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌ను గట్టిగా కోరిన దేశాలలో ఇండియా ఒకటని తెలుస్తున్నది.

"అంతర్యుద్ధాన్ని నివారించడానికి కడపటి సాధనంగా బలాన్ని ప్రయోగించ"డానికి అనుమతిస్తున్న తీర్మానపుమాటలను ఎలా వ్యాఖ్యానించాలనే విషయమై కాంగో సలహా సంఘం ఇప్పటికీ తర్జన భర్జనలు జరుపుతున్నది. వీటి ఫలితం ఇంకా తేలలేదు.

ఈ సంఘం కేవలం సలహానిచ్చేటటువంటిది మాత్రమే అయినప్పటికీ, తన వ్యాఖ్యానం అందరూ బలపరిచేదిగా వుండాలని అది భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ పద్ధతి సరియైనది కాదనీ, అన్ని ఇబ్బందులూ రానున్నట్లు ముందుగానే వూహించి, వాటికి పరిష్కారాలను ముందుగానే నిర్ధారణ చేసి వుంచుకొనడంకంటె వాస్తవ పరిస్థితులకు అనుగుణమైన వైఖరిని ఎప్పటికప్పుడు అవలంబిస్తూ వుండాలని ఇండియా భావిస్తున్నదట.

ఆఫ్రికా ఆసియా తీర్మానానికి పరిమితవ్యాఖ్యానం తగదు

హామర్‌షెల్డ్‌కు ఇండియా అభ్యర్థన

కల్లోలానికి గురియైవున్న కాంగోలో శాంతి ఆఫ్రికా — ఆసియా తీర్మానంపైన ఆధార

(5 వ కాలం తరువాయి)

సమకూరుస్తామని ఉపముఖ్యమంత్రి ఒక పాఠశాలలో చెప్పారనీ, వాటిని అమలు పరవాలనీ, తగిన పరికరాలతో పాటశాలలకు మంచి భవనాలు కావాలనీ శ్రీ బసవమనయ్య (స్వతంత్ర) అన్నారు.

పిల్లలను బడికిపంపని తల్లిదండ్రులకు బిల్లులో సూచించిన శిక్ష చాలదనీ, దానిని పెంచాలనీ, జైలు శిక్షకుకూడ అవకాశ ముండాలనీ శ్రీ ఆర్. బి. రామకృష్ణరాజు (కాంగ్రెసు) చెప్పారు.

విద్యాప్రమాణాలు పెంపొందటానికి ప్రభుత్వం ఉపాధ్యాయులమీద నిర్బంధాలు విధించాలని శ్రీ నాగినేని వెంకయ్య (స్వతంత్రపార్టీ) అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు శ్రీ సుందరయ్య మాట్లాడుతూపాటశాలలలోషిఫ్టుపద్ధతి ప్రవేశపెట్టాలన్న సూచనను వ్యతిరేకించారు. 12 సంవత్సరాలలోపు బాలురకు ఏ వృత్తిలోను శిక్షణ ఇయ్యరాదనీ, వారికి ఇష్టమైన వృత్తిపై అభిరుచి పెంపొందించుకొనే అవకాశాన్ని ఆ వయసులోవారి కియ్యాలనికూడ శ్రీ సుందరయ్య అన్నారు.

ప్రజాస్వామ్యం విజయవంతం కావటానికి విద్య అవసరమనీ, ఈ బిల్లు విప్లవాత్మకచర్య అనీ శ్రీ ఎల్. లక్ష్మణదాసు (కాంగ్రెసు) అన్నారు.

ఈ బిల్లుద్వారా ఉపాధ్యాయుల ఉద్యోగ నిబంధనలను, వృత్తిని క్రమబద్ధంచేయవచ్చుననీ, అందరికీ కలిపి పాటశాలలు ఏర్పాటు చేయటం ద్వారా అస్పృశ్యతను తొలగించవచ్చుననీ శ్రీ ఎం. రాజేశ్వరరావు (కాంగ్రెసు) అన్నారు.

శ్రీమతి యర్లగడ్డ సీతాకుమారి(కాంగ్రెస్) బిల్లుకు హర్షం ప్రకటించారు.

పగటివేళ పిల్లలను పాటశాలలకు పంపజాలని పేదవారి సహాయార్థం రాత్రిపాటశాలలు ఏర్పాటుచేయాలని శ్రీ వప్పూరి రామాచారి (కాంగ్రెసు) సూచించారు.

పేదవిద్యార్థులకు నెలవారీగా ఆర్థికసహాయం చేయాలని శ్రీ ఎన్. పెద్దన్న (సి. డి.ఎల్. ఎఫ్.) కోరారు.

మధ్యాహ్న భోజనవసతి ఉంటే చాలమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాటశాలలకు పంపవచ్చునని శ్రీ కల్లూరి సుబ్బారావు (కాంగ్రెసు) అన్నారు.

కాయకష్టంచేసికొనే హరిజనులు మొదలైనవారు తమ పిల్లలను పాటశాలలకుపంపితేఆదాయం పోతుందని భయపడుతున్నారని శ్రీ పి. గోపాలరెడ్డి (కాంగ్రెసు) అన్నారు.

కృష్ణా గోదావరుల మిగులు జలాలు

మద్రాసుకు మళ్లించే విషయంపై ప్రాథమిక చర్చ జరిగిందని ప్రణాళికా మంత్రి ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 24 :—

రాష్ట్రి ఉపయోగాలు తీరగా కృష్ణా, గోదావరీ నదీజలాలు ఏమైనా మిగిలితే వాటిని మద్రాసు రాష్ట్రానికి వినియోగించాలనే విషయాన్ని దక్షిణప్రాంతీయమండలిలో కొంత ప్రాథమిక చర్చమాత్రం జరిగిందని ప్రణాళిక మంత్రి శ్రీ రంగారెడ్డి ఇవాళ శాసనసభలో శ్రీ వి.వి. శ్వేశ్వరరావువేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలియజేశారు.

పబ్లిక్‌వర్క్సు మంత్రికి బదులుగా శ్రీ రంగారెడ్డి సమాధానమిస్తూ క్రిందటిసారి ప్రాంతీయ మండలి సమావేశం జరిగినప్పుడు ఆవిషయాన్ని గూర్చి చర్చ ఏమీ జరగలేదన్నారు.

ప్రాంతీయ మండలికి ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేసిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ అటువంటిది ఏదీ జరగలేదనీ, ఇంతవరకు ప్రాథమిక చర్చమాత్రమే జరిగిందనీ, ఆవిషయానికి సంబంధించిన ఎన్నో వివరాలు చర్చిస్తేనేగాని ఎట్టి నిర్ణయం చేయడానికి వీలులేదనీ శ్రీ రంగారెడ్డి చెప్పారు.

చీఫ్ ఇంజనీర్ నివేదిక

కొన్ని అనుబంధ ప్రశ్నలకు శ్రీ రంగారెడ్డి ఇలా సమాధాన మిచ్చారు:

"ఈవిషయం ఆలోచించి నివేదిక అందజేయవలసిందిగా స్పెషల్ చీఫ్ ఇంజనీరు శ్రీ వెంకటకృష్ణయ్యర్‌ను ప్రభుత్వం కోరింది. ఆ యన నివేదిక సమర్పించారు. మద్రాసు రాష్ట్రానికి మళ్లించే మిగులు జలాలు ఉండవని నివేదికలో పేర్కొన్నారు. మద్రాసు రాష్ట్రానికి మిగులు జలాలువంపడం కష్టంకావచ్చు."

శ్రీ విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ ఆ నివేదికపై ఈ సభలో చర్చ జరపడానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు.

అవసరమని తోచినప్పుడు అన్ని విషయాలు సభ్యులకు ప్రభుత్వం తెలియజేస్తుందనీ, అది ఎప్పుడు అనేది చెప్పలేననీ మంత్రి సమాధానమిచ్చారు.

శ్రీ అయ్యపురెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి, రాష్ట్రాలమధ్య నదీజలాల పంపిణీ విషయంలో మద్రాసురాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విధానాన్ని సమర్థిస్తున్నదని పత్రికలలో మాత్రం చదివాననీ, అధికారరీత్యా ఎట్టి సమాచారం అందలేదనీ చెప్పారు.

మైసూరు కాంగ్రెసు వివాదం పరిష్కారం

శ్రీ జెట్టి, శ్రీనిజలింగప్పఒప్పందం

బెంగుళూరు, ఫిబ్రవరి 24:—

మైసూరు కాంగ్రెస్ శాసనసభా పక్షంలో ఏర్పడిన విభేదాలను పరిష్కరించే దృష్ట్యా, రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించేవిషయంలో ముఖ్యమంత్రి శ్రీ బి. డి. జెట్టి, పి. సి. సి. ప్రెసిడెంటు శ్రీ నిజలింగప్ప ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తున్నది.

ఈ నిర్ణయాన్ని అనుసరించి నలుగురు క్రొత్త మంత్రులను రాష్ట్రమంత్రివర్గంలో చేర్చుకొనవచ్చు.

ఒక అగ్రస్థాయి కాంగ్రెస్ సభ్యుడు ఈ విషయాలనునేటిరాత్రి పత్రికావిలేఖరులకుతెలిపారు.

తాజా వార్తలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:—

నేటి అర్ధరాత్రికి కొంది ముందుగా విడుదల చేయబడిన చికిత్సా నివేదికలో "భారత హోం మంత్రి ఆరోగ్య పరిస్థితి ఈక్షణానికి ప్రమాదకరంగా లేదు" అని పేర్కొన్నారు.

శ్రీ పంత్ పరిస్థితి విషమించినదని నేటి ఉదయం నోటీసుబోర్డులో ప్రకటన వేసినది లగాయతు ప్రజలు తండోపతండాలుగా భవనప్రాంగణంచుట్టూ చేరసాగారు.

• • •

కేప్‌కానెవెరల్, ఫ్లారిడా, ఫిబ్రవరి 24:—

అమెరికా నేడు అత్యంత శక్తివంతమైన ఒక క్రొత్త 'అట్లాస్' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. కేప్‌కానెవెరల్‌నుంచి అమెరికా ప్రయోగించిన అట్లాస్ రాకెట్లన్నిటిలోకి ఇది శక్తికలిగినది. 10,000 మైళ్ళు ఎత్తుకు ప్రయాణం చేయగలదు.

నేడు ప్రయోగింపబడిన "అట్లాస్" రాకెట్ దాని లక్ష్యమైన దక్షిణ అట్లాంటిక్‌లో దక్షిణాఫ్రికాకోగల కేప్‌టౌన్‌కు 43 కిలోమీటర్లు (400 మైళ్ళు) చేరుకొన్నదని అమెరికా వైమానికశాఖ ప్రకటించింది.

ఈ రాకెట్ 11,265 కిలోమీటర్లు (7,000 మైళ్ళు) ప్రయాణం చేసింది.

• • •

నాగపూర్, ఫిబ్రవరి 24:—

1960 నవంబరునుంచి 1961 ఫిబ్రవరి 22వ తేదీవరకు మశూచివ్యాధివలన నాగపూర్‌లో 514 మంది మరణించారని నగర కార్పొరేషన్ గణాంకశాఖ అధికార ప్రకటన తెలుపుతున్నది.

కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశం

[1 వ పేజీ తరువాయి]

ముందుంచాలని కొందరు సభ్యులు చేసిన సూచనను ముఖ్యమంత్రి అంగీకరించారు.

శ్రీ పట్టాభిరామారావు రాజీనామా విషయాన్ని డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, శ్రీ జి. జగన్నాథరాజు సమావేశంలో ప్రస్తావించారని పార్టీ కార్యదర్శి శ్రీ పి. వి. రాజేశ్వరరావు విలేఖరులకు చెప్పారు.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసికోవటానికి అనుమతి కోరుతూ అడ్వకేట్ జనరల్ అప్పుడే దరఖాస్తు పెట్టారనీ, అందుచేత ఆ విషయం ఇప్పుడు చర్చించటం కోర్టుధిక్కారం కావచ్చునని ముఖ్యమంత్రి తెలియచేశారని శ్రీ రాజేశ్వరరావు చెప్పారు.

హైకోర్టుతీర్పు అధికారికమైన ప్రతి ప్రభుత్వానికి ఇంక అందలేదని శ్రీ సంజీవయ్య చెప్పినట్లు పార్టీ కార్యదర్శి వివరించారు.

బడ్జెట్ ప్రతిపాదనలు శాసనసభలో పెట్టక ముందే వెల్లడి అయినవన్న ఆరోపణపై కొందరు సభ్యులు ఒక తీర్మానం పంపించారనికూడ పార్టీ నాయకుడు తెలియచేసినట్లు శ్రీ రాజేశ్వరరావు చెప్పారు.

బడ్జెట్ ప్రతిపాదనల ప్రతులను ముందుగానే పత్రికలకు విడుదల చేయటం ఇక్కడి సంప్రదాయమని చెప్పబడుతున్నది. ఇదే సంప్రదాయమైతే దీనిలో హక్కుల ఉల్లంఘన అంటూ ఏమీ ఉండదు. ఏమైనా ఇప్పటివరకు అనుసరిస్తున్న సంప్రదాయాన్ని ఇతర విషయాలను విచారించవలసి ఉన్నది.

శ్రీ పట్టాభిరామారావు రాజీనామాను, బడ్జెట్ ప్రతిపాదనలు వెల్లడిఅయినవన్న విషయాన్ని మంత్రివర్గ ఉప సంఘం చర్చించవచ్చునని శ్రీ సంజీవయ్య సూచించారట.

వీటిని మంత్రివర్గ ఉపసంఘం తేల్చలేకపోవచ్చు కనుక ఇందుకోసం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ చెన్నారెడ్డి సూచించారు.

కొంతమంది సీనియర్ సభ్యులను, రిక్విజిషన్‌పై సంతకాలు చేసిన వారిలో కొందరినికూడ ఆహ్వానించి ఈ విషయాలు చర్చించటానికి తన కేమీ అభ్యంతరంలేదని పార్టీ నాయకుడు చెప్పారని శ్రీ రాజేశ్వరరావు తెలియ చేశారు.

ఈ విషయాలను జనరల్ బాడీలోగాని శాసనసభలోగానీ చర్చించరాదనీ, కొందరు సీనియర్ సభ్యులు కూర్చొని వీటిని తేల్చుకొనవచ్చునని పార్టీ నాయకుడు భావిస్తున్నట్లు కార్యదర్శి చెప్పారు.

కొందరు కాంగ్రెసు శాసన సభ్యులు ఒక మహిళా సభ్యురాలిపట్ల ప్రవర్తించిన వైఖరిని గురించి నలుగురు సభ్యురాండ్రు వ్రాసిన లేఖను శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ పార్టీనాయకుని దృష్టికి తీసికొనివచ్చింది.

ఆరోపణ ప్రతిమాత్రమే తనకు అందినదనీ, ఏమైనా తాను అవసరమైనచర్య గైకొనగలనని పార్టీనాయకుడు చెప్పారు.

తర్వాత పార్టీ సమావేశం ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రతిపాదనలపై అసంపూర్తిచర్చ జరిపింది.

26 గురు సభ్యులు చర్చలో పాల్గొన్నారు. చర్చలో ఉత్పన్నమైన కొన్నివిషయాలపై ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు.

దీనిపై రేపుకూడ చర్చ జరుపుతారు.

నేటి సమావేశానికి మొత్తం 298 మందిలో 160 మంది సభ్యులు హాజరయ్యారు.

కౌన్సిల్ సమావేశం జరగకపోవటమే ఎక్కువమంది హాజరుకాకపోవటానికి కారణమని శ్రీ రాజేశ్వరరావు చెప్పారు.

ఆకాశవాణి కార్యక్రమాల పరిశీలన

జరపాలనే తీర్మానం రాజ్యసభలో ఓటమి

ఢిల్లీ, ఫిబ్రవరి 24:—

పార్లమెంటరీ సంఘం ఒకటి ఆకాశవాణి ఎలా పనిచేస్తున్నదో పరిశీలించాలంటూ కమ్యూనిస్టు సభ్యులొకరు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ ఇవాళ తిరస్కరించింది. వార్తల ప్రసార విషయంలో ఆకాశవాణి "రాజకీయ పక్షపాతం" చూపుతున్నదంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణను రేడియో మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ త్రోసిపుచ్చినమీదట ఈ తీర్మాన ప్రతిపాదన జరిగింది.

ఆకాశవాణిని పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్చాలంటూ కొందరు సభ్యులు చేసిన సూచననుకూడా డాక్టర్ కేస్కర్ త్రోసిపుచ్చారు. ఇది ఆచరణసాధ్యమైన ప్రతిపాదనకాదనీ, ఇప్పుడువున్న ఏర్పాటుకంటె అనుకూలమైనది కాదని ఆయన అన్నారు. స్వతంత్రసంస్థల చేతులలోకిపోతే ఆకాశవాణిపైన పార్లమెంటరీ కంట్రోలు తగ్గిపోతుందనీ, ఇప్పటికంటె శక్తివిహీనమవుతుందనీ ఆయన అన్నారు.

ఆకాశవాణి కార్యక్రమాలకు తదితర కార్యక్రమాలకు సాంస్కృతిక వర్గాలవారు, తదితర వర్గాలవారు తోడ్పడేవిధంగా సలహా సంఘాలను విస్తరింపజేయాలంటూ చేసిన సూచనను తాను పరిశీలిస్తానని ఆయన అన్నారు.

పార్లమెంటరీ వార్తలను ఇంకా వివరంగా ప్రసారం చేయడానికిగాను ప్రత్యేక ప్రసారాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నవని కూడా ఆయన అన్నారు.

శ్రీ భూపేష్‌గుప్త (కమ్యూనిస్టు) తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, ఆకాశవాణిని ప్రభుత్వం "కాంగ్రెసు ప్రచార సాధనంగా వినియోగిస్తున్న"దని ఆరోపించారు. ఆకాశవాణి కేంద్రాలలో "ఆశ్రిత పక్షపాతం, అవినీతి" జరిగిన కొన్ని సందర్భాలను ఆయన పేర్కొన్నారు.

గ్వాలియర్, ఫిబ్రవరి 24:—

రామనాథ్‌ముఠాకు చెందిన ఐదుగురు బందిపోట్లు నిన్న భింద్‌జిల్లాలోని కాట్రోల్, ఖేరియా గ్రామాలవద్ద పోలీసులచే కాల్చి చంపబడ్డారు. వీరిలో మణిరావ్ అనే బందిపోటును చంపినవారికి 200 రూపాయలు బహుమతిని లోగడ ప్రభుత్వం ప్రకటించింది.

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 24:—

నేటి ఓపెనింగ్	33.02
నేటి క్లోజింగ్	33.01

గరీబ్ అదికూడా తెలుసుకో!



ఈ ఆవు రోజుకు పదిశేర్ల పాలు ఇస్తుంది

నేను దాదాజీతో సంప్రతించే వరకు కొంచెం ఆగండి

రోజుకు పదిశేర్ల పాలు ఇచ్చే ఆవు నీకు కావాలా?

అది ఎంత మేత మేస్తుందో తెలుసుకొని రా.

ఇండియాకు జపాన్ నుండి రెండుకోట్ల డాలర్ల ఋణం

ఎరువులఫ్యాక్టరీ నిర్మాణానికి యిచ్చే అవకాశం

టోకియో, ఫిబ్రవరి 24 — ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించనున్న రసాయనిక ఎరువుల కర్మాగారానికి రెండుకోట్ల డాలర్ల ఋణాన్ని యిచ్చేవిషయమై, జపాను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది. తృతీయ ప్రణాళికా కాలంలో ఇండియాకు జపాను అందజేసే సహాయంలో ఈ ఋణం ఒక భాగం కాగలదు.

ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణములో జపానులో ముఖ్యమైన పారిశ్రామిక సంస్థలు పాల్గొనగలవు. త్వరలోనే ఒక సాంకేతిక పరిశీలకబృందం ఇండియాకు రాగలదని తెలుస్తున్నది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— ప్రపంచ ఆరోగ్య సమితి ఆదాయ వ్యయ పంపకం వలన దేశాలలో నూతనంగా స్వాతంత్ర్యం పొందిన దేశాలలో ఆరోగ్య కార్యక్రమాన్ని ఎలా సాగించాలో ఒక రాజీ తీర్మానాన్ని రూపొందించగలిగారు.

సంగ్రహ ప్రకటనలు

సవరణ

శ్రీ కృష్ణవర్ధనరావు కర్మాదికాలు

ఫిబ్రవరి 16వ తేదీన పిడుగురాళ్ళవద్ద కారు ప్రమాదములో మరణించిన నా కుమారుడు కృష్ణవర్ధనరావు పెదకర్మ గుండుమెడ గ్రామములో 24—2—61 ఆంధ్రప్రభలో ప్రకటించిన మాదిరి ఫిబ్రవరి 26 వ తేదీన కాక, మార్చి 2 వ తేదీ గురువారం జరుగుతుందని మా బంధు మిత్రులకు తెలియ జేయడమైనది.

అనుమోలు వెంకటప్పయ్య.

వేలము నోటీసు

కడపజిల్లా పొరుమామిళ్ళ పంచాయతీయొక్క క్రిందనుదహరించిన అయిటములు 6—3—61 తేదీ మధ్యాహ్నం 2 గంటలనుండి పంచాయతీ ఆఫీసువద్ద సదరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చే ప్రతి అయిటము ప్రత్యేకముగా బహిరంగ వేలము వేయబడును. వేలం షరతులు వగైరాలు ఆఫీసు పని వేయు కాలములో తెలుసుకొనవచ్చును.

1. పంచాయతీ బస్సుస్టాండు — కార్టుస్టాండులలో 1961—62 సంవత్సరమునకు రుసుములు వసూలు చేసుకొనుహక్కు.
2. 1961—62 సం.లో పంచాయతీ కుమ్మపెంటకి ఎద్దుమూ, డ్రైవరునూ సప్లయి చేయుట.

సం.) ఎన్. వెంకటరావుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం

కావలెను - సంస్కృత గ్రంథాలు

మా గ్రంథాలయానికి ఉత్కృష్టములైన సంస్కృత గ్రంథాలను సేకరించుటకు సంకల్పించినాము. సంస్కృత భాషా సారస్వతాలకు సంబంధించిన ఉద్గ్రంథాలూ, శాస్త్రగ్రంథాలూ, ఖ్యాతి కుమపటి మాస పత్రికల సంపుటాలూ, తాళపత్రములూ, ఇటీవల అచ్చువడని అరుదైన గ్రంథాలూ—ఇట్టి వెన్నెని మాకు కావలయును. ఇట్టి గ్రంథములను మాకు ఉచితముగా గాని వెలకు గాని ఈయగోరు వ్యక్తులు ప్రతి గ్రంథముయొక్క పేరూ, దాని రచయితా, అది ప్రచురింపబడ్డ సంవత్సరమూ, దాని ప్రస్తుతపు స్థితి, దాని ధర—ఈ మొదలైన వివరములతో "శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అసిస్టెంటు లైబ్రేరియన్‌గారికి" ఈ నెలాఖరులోపల తెలియ చేయ గోరుచున్నాము.

రిజిస్ట్రారు.

టెండరు నోటీసు

కడపజిల్లా పొరుమామిళ్ళ పంచాయతీయొక్కయూ క్రింద కనుపరచినవాటికి ప్రతి అయిటమునకు ప్రత్యేకముగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌వారిచే 7—3—1961 తేదీ సా. 4 గంటలవరకు సీల్డు టెండర్లు తీసుకోబడును. సదరు టెండర్లు అదేరోజు సా. 4—30 గంటలకు పరిశీలించబడును. వివరములు ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

1. 1961—62 సం.లో 6 పెట్రోమాక్సు లైట్లు సప్లయిచేసి నెం 1 కి 15 రోజులకి ప్రకారం వీధులలో వెలిగించుట. కిరసిన్ వగైరాలు. టెండరుదారుదే ధరావత్తు రు. 50
2. 1961—62 సం. లో నెం 1 కి 6 డబ్బాల కిరసిన్ సప్లయికి—ధరావత్తు రు. 20.
3. 1961—62 సం.లో పంచాయతీ ఆబోతు కోడెకు మేత వగైరా సప్లయిచేసి మెయింటైన్ చేయుట—ధరావత్తు రు. 30.

18—3—61. ఎగ్జిక్యూటివ్ఆఫీసర్.

టెండరు నోటీసు

విజయనగరం మునిసిపాలిటీ

డీసెల్ ట్రాక్టర్ — ట్రెయిలర్ యూనిట్ సప్లయి చేయడానికి సీల్డు టెండర్లు దిగువ సంతకందారుకు 10—3—61 లోగాచేరులాగున కోరబడుచున్నవి. టెండర్లు పంపదలచిన పరములు ట్రాక్టర్—ట్రెయిలర్ పూర్తి వివరణతో స్పెసిఫికేషనులు, ఖరీదు, డెలివరీ తేదీ, షరతులు నిబంధనలు మొదలైనవి తెలుపవలెను. టెండర్లు దిగువ సంతకందారుచే ఆదేరోజు టెండరు దారుల సమక్షమున తెరవబడును.

టెండరు డాక్యుమెంట్లు రు. 1— చెల్లించి మునిసిపల్ ఆఫీసునుండి పొందవచ్చును. ఈ షాపును హాజరు చేయబడదు.

పి. నాగభూషణరావు, కమీషనరు.

మిత్రరాజ్యసమితికి ప్రభుత్వాధికారం

—: x :—

సుస్థిర ప్రపంచ శాంతికి అవసరమని లార్డు అట్లీ ప్రసంగం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:— మిత్రరాజ్యసమితి మనగలగాలంటే ప్రభుత్వాధికారాలను కొన్నిటిని సమితి స్వీకరించాలని బ్రిటిష్ మాజీ ప్రధాని లార్డు అట్లీ నిన్న ఇక్కడ సూచించారు.

శాంతి పరిరక్షణకు వలయు కనీస హక్కు, అధికారం, శాంతిస్థాపనకు కావలసిన సాధన సంపత్తి మిత్రరాజ్యసమితికి ఉండాలనీ, ప్రాచీనకాలంలో సమాజాలు ఈ కనీస అధికారాన్ని తమ ప్రభుత్వాలకు ప్రసాదించాయనీ లార్డు అట్లీ "మిత్రరాజ్యసమితి భవిష్యత్" అనే విషయాన్నిగూర్చి ప్రస్తావిస్తూ వక్కాణించారు.

మౌలానా అబుల్ కలాం అజాద్‌జ్ఞాపకార్థం భారతీయ సాంస్కృతికసంబంధాలశాఖ ఏర్పాటుచేసిన రెండు "ఆజాద్‌స్మారకోపన్యాసాల"లో లార్డ్ అట్లీమొదటి ఉపన్యాసం యిస్తూ పైన ఉదహరించిన సూచన చేశారు.

లార్డ్ అట్లీ ఇచ్చే ఉపన్యాసం వినడానికి చాలా మంది వచ్చారు. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతి డాక్టర్‌రాధాకృష్ణన్, పంజాబ్ గవర్నరు శ్రీ యన్. వి. గాడ్గిల్, కేంద్ర మంత్రులు, విద్యావేత్తలు హాజరయి ఉపన్యాసం విన్నారు.

మిత్రరాజ్య సమితిని తగిన రీతిలో ఇప్పుడు ఏర్పాటు చేయలేదనీ, ఉచితమైన పద్ధతిలోదీనిని సంస్కరించాలని లార్డు అట్లీ చెప్పారు.

విశ్వవ్యాప్తి

"కొన్ని పెద్ద దేశాలకు విశేషాధికారాలున్నాయి. సర్వాధికార ప్రాతిపదికపై దేశాలకు ప్రాతినిధ్యం కలుగ జేశారు. అయితే వాటి ఓటింగుఅధికారానికీ, వాటి జనాభాకు లేక అధికారానికి సంబంధంలేకుండా పోయింది. సభ్యత్వం ఇచ్చాను సారంతో కూడి వుంది. కమ్యూనిస్టు చైనాఎక్కువ శక్తివంతమైన దేశం. ఆ దేశ జనాభా 60 కోట్లు కాని ఆ దేశాన్ని వెలివేశారు. సభ్యత్వం లేకుండా చేశారు. ముందుగా మిత్రరాజ్యసమితిని విశ్వవ్యాప్తమైన సంస్థగా సంస్కరించాలి.

అంతర్జాతీయ పోలీసులుదళం

అంతర్జాతీయ పోలీసు దళాన్ని ఏర్పాటు చేయ వలసిన ఆవశ్యకత సుస్పష్టంగా గోచరిస్తున్నది. సర్‌విన్‌స్టన్ చర్చిల్ అంగీకారంతో యుద్ధాలవుధ్యతఃభావాన్ని ప్రతిపాదించడంజ్ఞప్తికి తెస్తున్నాను. వివిధదేశాల సైన్యంతో కొన్ని దళాలనుఏర్పాటు చేయడంలో ఎన్ని కష్టాలు ఎదురవుతాయో కాంగో పరిస్థితి రుజూచేస్తోంది. మిత్రరాజ్య సమితికి భక్తి విశ్వాసాలతో ఉండే స్వంత సేనలే ఉంటే కాంగోలో నేటి దుస్థితి కలిగి ఉండేదే కాదని నా విశ్వాసం.

యుద్ధాలు రాకుండా అరికట్టడంపైన మిత్రరాజ్యసమితి భవిష్యత్తు ఆధారపడిఉంటుంది. ఇది మిత్రరాజ్యసమితి ప్రాథమిక ధర్మం.

యువకుల ప్రశ్న

"ఈ ప్రపంచంలో నేను ఏమి చేయబోతున్నాను? నేను ఎక్కడ జీవితం గడప నున్నాను. అనే ప్రశ్నలకు ప్రతి యువకుడు, ప్రతి యువతి సమాధానమీయడానికి యత్నించరాదు. నేను జీవించడానికివీలైన ప్రపంచం ఉంటుందా అనే ప్రశ్నను యువతీ యువకులు పరిష్కరించవలసి ఉంటుంది.

సమితి మార్గాలు

"మానవ జీవితంలో ఒక అనుమాన అవకాశం చిక్కుతుంది. మిత్రరాజ్యసమితి ప్రపంచ వ్యవహారాలను వాటి ఇష్టం వచ్చినటుల పోనివ్వనైనా పోనివ్వాలి. లేక చైతన్య వంతమైన గట్టిచర్య ఇప్పుడుతీసుకోనైనాతీసుకోవాలి. మిత్రరాజ్యసమితి అవలంబించవలసిన మార్గాలు ఇవిరెండే. సమితి ముందుకు సాగనిచో వెనుకకు పోతుంది. మరీ మరీ నిరుపయోగంగా నిలబడుతుంది. నానారాజ్య సమితివలె నేడో, రేపో, ఒక సవాలును ఎదుర్కొనలేక పోతుంది. అప్పు డొక అగ్రరాజ్యదేశం విడిపోతుంది. అప్పుడు ఏ నాగరికతను నిలబెట్టడానికి మిత్రరాజ్యసమితి సృష్టింపబడిందో ఆనాగరికతతో సహా మిత్రరాజ్యసమితి వినాశన మవక తప్పదు.

శక్తివంతమైనదానినిగా మిత్రరాజ్య సమితిని రూపొందించాలి. ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొల్పే సమర్థతసమితికి ఉండాలి. సర్వ స్వతంత్రాధి కారం తమకు కలదనే భావానికిముందు దేశాలుస్వస్తి చెప్పాలి. సమితిలో మార్పుకుముందు దేశాలలో ఈమార్పు రావాలి"—అని లార్డ్ అట్లీ తమ ఉపన్యాసంలో స్పష్టపరిచారు.

బ్రిటిష్ మాజీ ప్రధాని లార్డ్ అట్లీ సోమవారంనాడు ఢిల్లీకి వచ్చినప్పుడు పాలం విమానాశ్రయంలో ఆయనకు స్వాగత మివ్వబడినప్పటి చిత్రం

లావోస్ సమస్యపై 14రాజ్యాలసమావేశం

—: x :—

త్వరలోనే కంబోడియారాజధానిఫ్నాంపెన్‌లో జరపడానికి చురుకుగా ఏర్పాట్లు

(ఆంధ్రప్రభ ప్రత్యేక విలేఖరి) ఫ్నాంపెన్, ఫిబ్రవరి 24:— లావోస్ సమస్యా పరిష్కారానికి వెనుక తాము సూచించినమేరకు 14 రాజ్యాలతో అంతర్జాతీయ సమావేశం జరగగలదని కంబోడియా ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తున్నది. సమావేశానికి ఫ్నాంపెన్ నగరంలో తగిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.

ఫ్నాంపెన్ నగరంలో త్వరలోనే 14 రాజ్యాల సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీధులను శుభ్రపరచడం, వెడల్పు చేయడం, సమావేశం జరిగే హాలుకు రంగులువేయడం—ఇవన్నీ చకచకా సాగిపోతున్నాయి.

కంబోడియా రాజధాని నగరంలో ఉన్న విదేశ రాయబారులు కూడా సమావేశం జరుగగలదనే భావిస్తున్నారు.

14 రాజ్యాల సమావేశం ఏర్పాటుచేయాలని కంబోడియా ప్రభుత్వం ప్రతిపాదించడానికి ఈ క్రింది కారణాలను సూచించింది.

1. లావోస్‌లో ఏర్పడిన రాజకీయ, సైనిక ప్రతిష్టంభన తొలగించడానికి లావోస్ సమస్యలో ఆసక్తి గల ఇరుగు పొరుగు రాజ్యాలు, ఆసియాదేశాలు, అగ్రరాజ్యాల సమిష్టి చర్యలు అవసరం. మొత్తం ఆగ్నేయాసియా ప్రాంతానికి అంతటికీ యుద్ధం విస్తరించకుండా చేయాలంటే ఇది అవసరం.

2. లావోస్‌లో రెండునెలల క్రిందట తక్షణమే యుద్ధాన్ని నివారించవలసిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రెండు వైపుల యుద్ధరంగంలో ప్రతిష్టంభన ఏర్పడింది. కాని ఈ అవకాశాన్ని చూసుకొని పెద్ద ఎత్తున ఆయుధాల సమీకరణ జరుగుతున్నది.

ఇండియా, పోలెండు, కెనడా దేశాలతో కూడిన పర్యవేక్షక సంఘం తన కృషిని వెంటనే ప్రారంభించాలన్న సూచన ఎవరూ పాటించనందున లావోస్ ప్రతిష్టంభన నివారించడానికి 14 రాజ్యాల సమావేశం ఒక్కటే మార్గం.

లావోస్‌లో యుద్ధవిరమణ ఏర్పాటుచేసి, ఆయుధాల సరఫరాను అరికట్టి, సుస్థిర శాంతిని నెలకొల్పడానికి అంతర్జాతీయంగా సమిష్టి చర్యలు అవసరమని కంబోడియా ప్రభుత్వం భావిస్తున్నది. ఇలా జరగాలంటే 14 రాజ్యాల సమావేశం ఏర్పాటుచేయడం చాల అవసరం.

కంబోడియా ప్రధాని ప్రిన్స్ సిహనౌక్ రెండునెలల క్రిందట చేసిన సూచనను క్రమంగా అందరూ ఆమోదిస్తున్నారు.

14 రాజ్యాల సమావేశం గురించి ఇండియా, కంబోడియాల మధ్య ప్రస్తుతం ఎలాంటి అభిప్రాయ వి[illegible]వని, కంబోడియా విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ ఉద్యోగి స్పష్టం చేశారు.

ఫ్నాంపెన్ నగరంలో ప్రతి రోజా లావోస్ నాయకులు సోవియట్ విమానాలలో వచ్చిపడుతూనే ఉన్నారు. నగరంలో ఉన్న సౌవన్నఫౌమాతో వీరు రోజా చర్చలు సాగిస్తూనే ఉన్నారు.

కెప్టెన్ కాంగ్‌లీ, పాథెట్‌లావో దళాల సైనిక చర్యలు అనుకున్నరీతి జరుగుతున్నవని, వీరు చెపుతున్నారు.

లావోస్‌రాజు సూచనకు తిరస్కృతి

బర్మా, మలయా, కాంబోడియా దేశాలతో తటస్థ పరిశీలక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆదివారం నాడు లావోస్‌రాజు చేసిన సూచనను కంబోడియా ప్రభుత్వం తిరస్కరించింది.

లావోస్‌రాజు సూచనను పాథెట్‌లావో నాయకుడు సౌఫనౌవాంగ్ తటస్థ ప్రభుత్వాధినేత ప్రిన్స్ సౌవన్నఫౌమా — వీరిద్దరూ తిరస్కరించారు.

లావోస్ సమస్యా పరిష్కారానికి 14 రాజ్యాల సమావేశం ఒక్కటే సరియైన మార్గమని, అందుచేతనే లావోస్ రాజు సూచనను తాము తిరస్కరిస్తున్నామని కంబోడియా ప్రభుత్వం వివరించింది.

పర్యవేక్షక సంఘం పట్ల రష్యా వైఖరి

తెలుసుకోడానికి మాస్కోలో బ్రిటిష్‌రాయబారి కృషి

లండన్, ఫిబ్రవరి 24:— లావోస్‌లో అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం వెంటనే సమావేశం కావాలన్న సూచనపై సోవియట్ ప్రభుత్వం అభిప్రాయాలను తెలుసుకోడానికి మాస్కోలోని బ్రిటిష్ రాయబారి సర్ ఫ్రాంక్ రాబర్ట్స్ ప్రయత్నిస్తున్నారు. రష్యా, బ్రిటన్‌ల వైఖరులలో గల తేడా గురించి రష్యా విదేశాంగశాఖ అధికారులతో చర్చిస్తారు.

అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం వెంటనే సమావేశంకావాలని బ్రిటన్ కోరుతున్నది. ప్రస్తుతం లావోస్‌లో నెలకొనివున్న పరిస్థితుల దృష్ట్యా అదనంగా అధికారాలు అవసరమో కాదో తెలియపరచాలని కూడా బ్రిటన్ కోరుతున్నది.

ప్రిన్స్‌బౌనోమ్ మంత్రివర్గ సమావేశం

వియంటియేన్, ఫిబ్రవరి 24:— లావోస్ రాజధాని వియంటియేన్ నగరంలో ప్రిన్స్‌బౌనోమ్ ఆధ్వర్యాన మితవాద పక్షప్రభుత్వానికి చెంది. మంత్రుల సమావేశం జరిగింది.

పాథెట్‌లావో, కెప్టెన్ కాంగ్‌లీ దళాల స్వాధీనంలో ఉన్న ప్రాంతాలలో పర్యటిస్తున్న తటస్థ ప్రభుత్వాధినేత సౌవన్నఫౌమాగురించి ఈ సమావేశంలో చర్చించారు. రెండురోజులపాటు మాత్రమే ఈ ప్రాంతాలను ఆయన దర్శించనున్నందున, సౌవన్న ఫౌమా తటస్థ వైఖరికి భంగం కలుగబోదని పాశ్చాత్య పరిశీలకులు భావిస్తున్నారు.

లావోస్ రాజుకు ఆగ్నేయాసియా కూటమి కార్యదర్శి సమర్థన

బాంగ్‌కాక్, ఫిబ్రవరి 24 :— ఆదివారంనాడు లావోస్‌రాజు చేసిన ప్రతిపాదనలను ఆగ్నేయాసియా రక్షణకూటమి కార్యదర్శి పోటేశరాసిన్ బలపరిచారు. ఆగ్నేయాసియా కూటమి పరిశీలకులను పంపాలని లావోస్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సమాధానం పంపామని ఆయన అన్నారు.

"లావోస్ ప్రాదేశిక సమైక్యతను రష్యా, చైనాలు గౌరవించగలవని ఆశిస్తున్నాను" అని శరాసిన్ అన్నారు.

బ్రిటన్‌ను కాదని రొడీషియాకు స్వాతంత్ర్యం

—: x :—

ఫెడరల్ ప్రధాని వెలిన్‌స్కీ బెదిరింపు: ఆఫ్రికన్‌ల హక్కులను కాజేయడానికి కుట్ర

లండన్, ఫిబ్రవరి 24 :— బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ సంస్కరణలను రొడీషియా ఫెడరల్ ప్రధాని రాయ్‌వెలిన్‌స్కీ తిరస్కరించడంతో ఉత్తర రొడీషియా అంతటా యూరోపియన్లకు, ఆఫ్రికన్లకు మధ్య తీవ్ర సంఘర్షణలు చెలరేగే ప్రమాద పరిస్థితి ఏర్పడింది.

ఉత్తర రొడీషియా ప్రభుత్వంతోను, శాసన సభలోను ఆఫ్రికన్ ప్రజలకు ఇతోధిక ప్రాతినిధ్యాన్ని కలిగిస్తూ బ్రిటన్ ఇటీవలనే కొన్ని ప్రతిపాదనలను చేసింది. ఇంతవరకు ఉత్తర, దక్షిణ రొడీషియాలలో ఆఫ్రికన్లకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.

బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ఈ రాజ్యాంగసంస్కరణలు సర్‌రాయ్ వెలిన్‌స్కీ ప్రభృతులకు సుతరామూ గిట్టడంలేదు.

పైగా రొడీషియా ఫెడరల్ ప్రభుత్వానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించగలనని రాయ్ వెలిన్‌స్కీ ప్రకటించారు. ఈ బెదిరింపును అమలుజరిపితే వెంటనే చర్యలు తీసికోగలమని బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి నిన్న ప్రకటించారు.

సర్ రాయ్ వెలిన్‌స్కీ దురహంకారంతో తన పట్టుదలను విడనాడకుండా స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తే తీవ్ర చర్యలు తప్పవని ఆఫ్రికన్ నాయకులు స్పష్టంచేస్తున్నారు.

రాయ్ వెలిన్‌స్కీ ప్రయత్నాలను భగ్నంచేయడానికి రొడీషియా ఫెడరేషన్‌కు బ్రిటన్ తన సైన్యాలను తరలిస్తే తాము బలపరచగలమని ఉత్తర రొడీషియా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెసు అధ్యక్షుడు హారీ ఎన్ కుంబూలా ప్రకటించారు.

పరిస్థితి ప్రమాదకరం

ఉత్తర రొడీషియాలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు రాయ్ వెలిన్‌స్కీ ఫెడరల్ ప్రభుత్వం రాజీనామా యిచ్చి తప్పుకొని, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రకటించడానికి ఎన్నికలు జరుపవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికేఅయిదుగురు మంత్రులు రాజీనామా యిచ్చారు. ఎన్నికలు జరిగినప్పటికీ ఓటింగులో పాల్గొనే హక్కు ఒక్క శ్వేతజాతి వారికి మాత్రమే ఉంది.

ఉత్తర, దక్షిణ రొడీషియాలలో జాత్యహంకార పూరితులయిన శ్వేతజాతి వారందరు రాయ్ వెలిన్‌స్కీ వైఖరిని బలపరుస్తున్నారు. బ్రిటన్ పట్ల కఠిన వైఖరిని తీసికొన్నందుకు అభినందిస్తూ వేలకొలది టెలిగ్రాములను పంపిస్తున్నారు.

ఇంతకూ సర్ రాయ్ వెలిన్‌స్కీ రొడీషియా ఫెడరల్ ప్రభుత్వానికి స్వాతంత్ర్యం ప్రకటించడం అంటూ జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవు.

ఫెడరల్ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న శ్వేతజాతి రిజర్వు దళాలను రప్పిస్తున్నారు. ఇది చాలామందికి ఆందోళన కలిగిస్తున్నది.

సర్ రాయ్ వెలిన్‌స్కీ బెదిరింపులకు భయపడి తన ప్రతిపాదనలను బ్రిటన్ ఉపసంహరించుకోబోదని పరిశీలకులు భావిస్తున్నారు. కాని వెలిన్‌స్కీకి రొడీషియా అంతటా శ్వేతజాతివారి మద్దతు ఉంది.

ఉత్తర రొడీషియాలో బ్రిటిష్ సంస్కరణలు అమలు జరుగకుండా వెలిన్‌స్కీ అడ్డు తగలడానికే నిశ్చయించుకున్నాడనేది స్పష్టమయింది. ఈ ప్రయత్నాలను ఉత్తర రొడీషియాలోని అధికారులు ఎదిరించవచ్చు.

లండన్ నుండి ఆఫ్రికన్ జాతీయనాయకులు అందరు తిరిగి రొడీషియా చేరుకొంటున్నారు. ఉత్తర రొడీషియాలోని లుసాకా నగరంలో వారు దిగినప్పుడు బ్రహ్మాండమైన స్వాగతం వారికి లభిస్తుంది.

బ్రిటిష్ ప్రతిపాదనలు వాస్తవికంగా ఉన్నవని, అందరు వీనిని అనుసరించాలని ఉత్తర రొడీషియా గవర్నర్ సర్ ఎవిలిన్ హోనే ప్రకటించారు. త్వరలోనే అన్ని రాజకీయ పక్షాల నాయకులతో సంప్రతింపులు సాగించగలనని ఆయన అన్నారు. లుసాకా నగరానికి ఉత్తర రొడీషియా గవర్నర్ లండన్ నుండి నిన్ననే తిరిగివచ్చారు.

ఎలాంటి చర్యలకు దిగకుండా ప్రజలందరు ప్రశాంతంగా ఉండాలని రేడియోద్వారా ఉత్తర రొడీషియా గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

మద్రాసు రాష్ట్రంలో పరిశ్రమలు

సత్వరంగా నెలకొల్పాలని ఆర్థిక పరిశోధనమండలి సూచన

ఢిల్లీ, ఫిబ్రవరి 24:— మద్రాసు రాష్ట్రంలో త్వరితగతిలో పరిశ్రమలు నెలకొల్పాలనీ, దీనివలన నిరుద్యోగ సమస్య పరిష్కరింపబడి జీవన పరిస్థితి అభివృద్ధి పొందగలదని జాతీయ ఆర్థిక పరిశోధన మండలి సూచించింది.

ప్రాంతీయ ప్రాతిపదికపై జల విద్యుత్ ఆధారాలను అభివృద్ధి చేయాలనీ, మద్రాసు, ట్యుటికోరిన్ రేవులను అభివృద్ధి చేయాలనీ, విజయవాడవద్ద రైళ్ళు సాఫీగా పోయే ఏర్పాటు చేయాలనీ ఈమండలి సిఫారసు చేసింది.

ఈమండలి రాష్ట్రం సాంకేతిక, ఆర్థిక పరిస్థితిని పరిశీలన జరిపింది. నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

నేపాల్‌కు విదేశ మారక సహాయం

భారతప్రభుత్వానికి ఖాట్మండూ అభ్యర్థన

ఢిల్లీ, ఫిబ్రవరి 24 :— ఒక కోటిరూపాయల మేరకు విదేశ మారక సహాయం చేయవలసిందిగా నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అర్థించిందని తెలిసింది.

వచ్చేనెల మొదటివారంలో నేపాల్ ఆర్థిక వ్యవహారాల మంత్రి శ్రీరిషీకేశ్‌షహ ఢిల్లీ వస్తున్నారు. అప్పుడు ఈ విషయాన్ని భారత ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదిస్తారని తెలిసింది.

బ్రిటిష్‌రాణి నేపాల్ సందర్శనం

నేపాల్ ప్రభుత్వానికి రు 30 లక్షలు ఖర్చు

ఖాట్మండూ, ఫిబ్రవరి 24:— ఎలిజబెత్‌రాణీ, ఎడింబరో ప్రభువు ఫిబ్రవరి 26 నుంచి మార్చి ఒకటి వరకు నేపాల్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా నేపాల ప్రభుత్వానికి దాదాపు రు 30 లక్షలు ఖర్చవుతాయి.

తృతీయప్రణాళికకు పశ్చిమజర్మనీ సహాయం

కేంద్ర ఆర్థికమంత్రితో జర్మనీ మంత్రి చర్చిస్తారట

కలకత్తా, ఫిబ్రవరి 23:— తృతీయ ప్రణాళిక ప్రథమదశలో భారతదేశానికి తమదేశం అందజేయగల ఆర్థికసహాయాన్ని గురించి భారత ఆర్థికమంత్రితో తాను చర్చించ గలనని పశ్చిమజర్మనీ ఫెడరల్ ఆస్తుల మంత్రి డాక్టర్ హాన్స్‌విల్ హెల్మ్ నేడిక్కడ తెలియ జేశారు. ఆయన ఫ్రాంక్‌ఫర్ట్‌నుంచి నేటి ఉదయం విమానంలో ఇక్కడకు చేరారు. ఆయన వెంట మరి ఏడుగురు అధికారులుకూడా వచ్చారు. భారతప్రభుత్వ ఆహ్వానాన్ని పురస్కరించుకొని నెలరోజులపాటు దేశంలో పర్యటించే నిమిత్తం ఆయన ఇక్కడకు వచ్చారు.

మాడ్రిడ్ ఫ్యాక్టరీలో ప్రేలుడు

23 మంది మరణం

మాడ్రిడ్, ఫిబ్రవరి 23:— నిన్నరాత్రి ఇక్కడ ఒక ప్లాస్టిక్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, పెద్ద ప్రేలుడు సంభవించిన ఫలితంగా ఇంతవరకు 23 మంది మరణించినట్లు పోలీసువారు తెలియజేశారు.

ఫెర్‌హత్ అబ్బాస్‌కు సింగపూర్ స్వాగతం

బ్రిటన్‌కు ఫ్రాన్సు ఆక్షేపణ

సింగపూరు, ఫిబ్రవరి 23 :— అల్జీరియన్ విప్లవ నాయకుడు శ్రీ ఫెర్హత్ అబ్బాస్ క్రిందటి నెలలో సింగపూర్‌వచ్చి నప్పుడు సింగపూరు ప్రభుత్వం స్వాగత మివ్వడం పట్ల ఫ్రాన్సు బ్రిటన్‌కు ఆక్షేపణ చేసిందనీ, ఆ ఆక్షేపణను బ్రిటన్ తమకు అందజేస్తూ, స్వాగత మివ్వడాన్ని నిరసించిందనీ, సింగపూరు ప్రభుత్వంలోని సాంస్కృతిక శాఖామంత్రి శ్రీ ఆర్. ఎస్. రాజరత్నం నిన్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో పేర్కొన్నారు.

"అల్జీరియా పరిష్కారానికి ఇదే తగిన సమయం"

—: x :—

ట్యునిసియా ప్రెసిడెంట్ ప్రకటన: సోమవారంనాడు జనరల్ డీగోల్‌తో చర్చలు

ట్యునిస్, ఫిబ్రవరి 24— అల్జీరియా సమస్య పరిష్కారానికి ఇదే తగిన సమయమని ట్యునీసియా అధ్యక్షుడు హబీబ్ బౌర్గిబా నిన్న ప్రకటించారు.

త్వరలోనే ఫ్రెంచి అధ్యక్షుడు జనరల్ డీగోల్‌తో తాను సమావేశం కానున్నానని, ఆ సమయంలో అల్జీరియా సమస్యను గురించి తప్పక చర్చిస్తానని ట్యునిస్ రేడియో ద్వారా వెల్లడిచేశారు.

"అటు ఫ్రాన్సుకు, ఇటు అల్జీరియా విప్లవకారులకు — ఇరువర్గాలకు మేము దగ్గర సన్నిహితులం. అందుచేత అల్జీరియా సమరంలో పాల్గొంటున్న ఇరుపక్షాలకు దగ్గరగా చేర్చే స్థితిలో ట్యునీసియా ఉన్నది" అని బౌర్గిబా అన్నారు.

ట్యునిస్ రేడియో శ్రోత ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ బౌర్గిబా పైవిధంగా అన్నారు.

అల్జీరియా సమస్యపై ఇరుపక్షాల మధ్య సంప్రతింపులకు ఇదివరకు ఉన్న ఆటంకాలు నేడు తొలగిపోయాయని, అయిదు సంవత్సరాలుగా కొరకరాని కొయ్యగా తయారయిన అల్జీరియా సమస్యా పరిష్కారానికి జనరల్ డీగోల్ ముందుకు రాగల స్థితిలో ఉన్నారని ఆయన వివరించారు.

హబీబ్ బౌర్గిబా యింకా యిలా అన్నారు. "ఫ్రాన్సుతో సంభాషణలకు ముందు కొన్ని షరతులను విధిగా పాటించి తీరాలని అల్జీరియా జాతీయ ప్రభుత్వం కోరడంలేదు. ఫ్రాన్సు, అల్జీరియా ప్రతినిధుల సమావేశం ఫలితంగానే శాంతి ఏర్పడడానికి వీలుంది."

సోమవారం నాడు ఫ్రెంచి అధ్యక్షుడు జనరల్ డీగోల్‌తో ట్యునీసియా అధ్యక్షుడు హబీబ్ బౌర్గిబా సమావేశం కాగలరని అధికారరీత్యా పారిస్‌లో ప్రకటించారు.

పారిస్‌లోని భారత రాయబారిని ట్యునీసియా ప్రెసిడెంట్ ప్రతినిధి మహమ్మద్ మస్మోదీ కలుసుకున్నారు. బహుశా అల్జీరియా సమస్యపై వీరు చర్చించారని పరిశీలకులు భావిస్తున్నారు.

రైళ్ళలో టికెట్ కొనక పట్టుబడిన ప్రయాణీకులు

1960 లో రు 2.2 కోట్లు వసూలు

ఢిల్లీ, ఫిబ్రవరి 24:— రైళ్ళలో టికెట్ లేకుండా ప్రయాణం చేసినవారి వద్ద 1960 డిశంబరుతో అంతమైన సంవత్సరంలో రు 2.2 కోట్లు వసూలుచేశారని ఒక ప్రశ్నకు వ్రాతమూలక సమాధానంలో నిన్న రాజ్య సభలో రైల్వేశాఖ ఉపమంత్రి శ్రీ యస్. వి. రామస్వామి తెలియజేశారు.

టికెట్ లేకుండా రైళ్ళలో ప్రయాణం చేసేవారి సంఖ్య ఎందుకు తగ్గలేదో ప్రత్యేక విచారణ జరపడం అవసరం లేదని ప్రభుత్వం భావించిందనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం ఎల్లప్పుడూ సమీక్షిస్తూనే ఉన్నదనీ శ్రీ రామస్వామి వివరించారు.

సరిహద్దుల రక్షణపట్ల ప్రభుత్వం అప్రమత్తత

—: x :—

అన్ని ప్రాంతాలలోను తగిన కట్టుదిట్టం చేశామని లోక్‌సభలో ప్రధాని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:— నిన్న లోక్‌సభలో ప్రెసిడెంట్ ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని నెహ్రూ, మనదేశ సరిహద్దులను సంరక్షించడం కోసం ప్రభుత్వం 1950 నుంచి తీసుకొంటున్న రక్షణ చర్యలను గురించి సభ్యులకు సవివరంగా తెలియజేశారు. చైనా దురాక్రమణ గురించి సభ్యులకు దేశానికి ఎట్టిసమాచారం తెలియచేయకుండా ప్రభుత్వం మభ్యపెట్టి దాచిపెట్టినదనే ఆరోపణలు పూర్తిగా సత్యవిరుద్ధమని, ఆయన సోదాహరణంగా నిరూపించారు.

చైనా సేనల ప్రవేశాన్ని గురించి ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తూ 1959 జూన్ నెలలో చైనా సైన్యాలు, అక్సాయిచిన్ ప్రాంతములో ఒంటెలు ప్రయాణం చేసే పశ్చిమ దిశను ప్రవేశించాయని, ఈమార్గాన్ని చైనావారు మోటార్లు తిరిగే రహదారిగా మార్చివేసినట్లుగా 1957లో మన ప్రభుత్వానికి తెలియవచ్చినదని ఆయన అన్నారు.

1957లో చైనా ప్రచురించిన దేశపటం వల్ల అనుమానాలు సందేహాలు తలఎత్తినవని, ఈ విషయాన్ని మన ప్రభుత్వం పెకింగు దృష్టికి తీసుకు వచ్చినదని తన ఆక్షేపణలకు జవాబు వచ్చేలోపున గడబిడ చేయడం భావ్యం కాదని ఇండియా ప్రభుత్వం భావించినదని, ఈ లోపున అనగా 1959 మార్చి నెలలో టిబెట్‌లో కల్లోల పరిస్థితి ప్రారంభమైనదని శ్రీ నెహ్రూ తెలియ జేశారు.

సరిహద్దులలో గస్తీస్థావరాలు

టిబెట్‌లో చైనా సైన్యాలు 1950—51 లో ప్రవేశించాయని, "అప్పటినుంచి టిబెట్‌తో గల మన సరిహద్దుల రక్షణవిషయమై ఆలోచించడం ప్రారంభించామని" సరిహద్దుల రక్షణ సంఘాన్ని నియమించగా అది కొన్ని సూచనలు చేసినదని, దానిలో కొన్నింటిని ప్రభుత్వం ఆమోదించినదని శ్రీ నెహ్రూ ఎరుక పరచారు.

ఈశాన్య సరిహద్దులలో ప్రమాదం ఎక్కువగా కనిపిస్తున్నది కనుక దానిని ముందు రక్షించడం ప్రధానమని భావించామని శ్రీ నెహ్రూ అన్నారు. 1950, 55 లలో సరిహద్దులలో గస్తీ స్థావరాలు ఎక్కువ చేయబడ్డాయని మధ్య ప్రాంతంలో మరింత బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. 1951నుంచి పోలీసు బలగాలు, సైనిక దళాలు చాలా ప్రాంతాలకు తరలించ బడ్డాయి. అక్సాయిచిన్ ప్రాంతంలో గస్తీ స్థావరాలు ఏర్పాటు చేయక పోయినా అక్కడకు సైతం సైనిక దళాలు అప్పుడప్పుడు పంపబడుతూనే వున్నాయి. ఒంటెలు ప్రయాణం చేసే దారిలో చైనా సైనికులు లేరు. 1958 లో మన గస్తీ సైనికులు తిరిగి రాలేక పోయేసరికి ఆ ప్రాంతంలో చైనాసైన్యాలు మన సరిహద్దులను అతిక్రమించిన ఉదంతం మన ప్రభుత్వానికి తెలియ వచ్చింది.

1959 ఆకురాలు కాలంనుంచి పరిస్థితి కుదుటబడింది. మరెట్టి దురాక్రమణ జరుగలేదు. ఈశాన్య సరిహద్దులలో మొట్ట మొదటి నుంచి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొంటున్నది కనుక అక్కడ ఎలాంటి అల్లరులు జరుగలేదు. మన సరిహద్దుల రక్షణకు ప్రభుత్వం అంతటా తగిన రక్షణ చర్యలు తీసుకొన్నదని శ్రీ నెహ్రూ తెలియ జేశారు.

జబ్బల్పూర్ సంఘటనల పరిశీలన

కాంగ్రెస్‌చే కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 :— ఇటీవల జరిగిన జబ్బల్పూరు అల్లరుల పూర్వాపరాలను గురించి సమాచారం సేకరించి నివేదిక తయారు చేయడంకోసం కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డు ఒక కమిటీని పంపడానికి నిర్ణయించుకున్నది. ప్రధాని నెహ్రూ అధ్యక్షతను జరిగిన పార్టీ కార్యనిర్వాహకవర్గం పై నిర్ణయాన్ని కావించింది.

ఈ కమిటీలో గురుముఖ్‌సింగ్ ముసాఫర్, సుశీలానాయర్, సురేంద్ర మోహన్‌ఘోష్, అన్వార్ హర్వానీ లున్నారు. జబ్బల్పూరు అల్లరులలో బాధలకు లోనైనవారి సహాయార్థం కొంత నిధిని సేకరించడానికి సమావేశం నిశ్చయించుకున్నది.

జబ్బల్పూర్‌కు ఇందిరా గాంధి పయనం

జబ్బల్పూరు, ఫిబ్రవరి 23 :— శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెసు కార్యదర్శి సాదిక్ ఆలీలు నేడు ఇక్కడకు విమానంలోవచ్చారు. ఇటీవల అల్లరులు జరిగిన ప్రదేశాలకు వెళ్ళి వచ్చారు. ఇందిరాగాంధీ ప్రజలకష్టాలను స్వయంగా విన్నారు.

భారత-పాకిస్తాన్ చరాస్తుల ఒప్పందాల అమలు సంఘం

రావల్పిండిలో సమావేశం ప్రారంభం

రావల్పిండి, ఫిబ్రవరి 23:— భారత—పాకిస్తాన్ చరాస్తుల ఒప్పందాలను అమలు పరచడానికై ఏర్పాటు చేయ బడిన సంఘం సమావేశం నిన్న ఇక్కడ ప్రారంభమయింది. రెండు ఒప్పందాల అమలు విషయంలో జరిగిన అభివృద్ధిని గురించి సమావేశం సమీక్షిస్తుంది. 21మంది సభ్యులు గల భారతప్రతినిధి వర్గానికి పునరావాసశాఖ కార్యదర్శి శ్రీ ఆర్. ధర్మవీర్ నాయకత్వం వహించారు. పాకిస్తాన్ ప్రతినిధివర్గానికి పాకిస్తాన్ పునరావాస శాఖ తాత్కాలిక కార్యదర్శి శ్రీ ఎం. హెచ్. సూఫీ నాయకత్వం వహించారు.

చర్చలు సుహృద్భావవాతావరణంలో నిష్కర్షగా జరిగినవని నిన్న సమావేశానంతరం వెలువడిన ప్రకటన తెలియ జేసింది. సంభాషణలు రేపు కూడా కొనసాగుతాయి.

ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు

వాల్తేరు, ఫిబ్రవరి 22:— 1961ఫిబ్రవరిలో ఆంధ్ర యూనివర్సిటీ వారు జరిపిన అప్తమోలజీ డిప్లొమా పరీక్షలో క్రింది నెంబర్ల విద్యార్థులు ఉత్తీర్ణులైనారు: 785, 786, 787, 788.

దీ అనకాపల్లి కో—ఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ యిండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్, తుమ్మపాల. అనకాపల్లి పి. ఒ.

ప్రకటన

(తుమ్మపాల సహకార పంచదార ఫ్యాక్టరీ.)

ఈ ఫ్యాక్టరీ పంచదార బస్తాలు అమ్ముటకు సుగర్ డీలరు లైసెన్సుల ఏజంట్లు కావలయును. కనుక ఏజంట్లుగా వ్యవహరించగలవారు తే 1—3—1961 ది లోగా ఈ దిగువ వివరములతో దరఖాస్తులు పంపవలెను.

1. పేరు — అడ్రసు.
2. సుగర్ డీలరు లైసెన్సు నెంబరు:
3. సుగర్ బస్తాలు అమ్మకము చేయు ప్రదేశములు.
4. డిపాజిట్టు చేయగల మొత్తం, లేదా బ్యాంకు గ్యారంటీ.
5. పంచదార బస్తాలు నెలసరి కనీసపు అమ్మకపు పరిమితి:
6. యితర విషయములు:

(సం) వి. వి. రమణ
డైరెక్టర్—ఇన్—చార్జి

విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ పనివారల తీర్మానాలు

విజయవాడ, ఫిబ్రవరి 23:— విజయవాడ ప్రైవేటు ఎలక్ట్రికల్‌వర్కర్సు అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శ్రీ బి. వర్మరావు అధ్యక్షతన జరిగింది. ఏలూరులో జరిగిన వార్షికోత్సవస్సీ, ఆంధ్రలో పాల్గొన్న విజయవాడ ప్రతినిధి వర్గం కృషిని అభినందించారు.

రాష్ట్ర కన్సల్టేటివ్ బోర్డు, కేంద్ర కార్యాలయమును విజయవాడలో స్థాపించుటకు జరిగిన నిర్ణయాన్ని ఆమోదించిరి.

వైర్‌మెన్సుకు లైసెన్సు సర్టిఫికేట్‌లిప్పించుటకు జరుగుచున్నదానిని ఆమోదించిరి.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు

చిట్ టెండరు నోటీసు

11—3—1961 వ తేదీ సాయంకాలము 4 గంటలవరకు ధవళేశ్వరం గోదావరి హెడ్ వర్క్సు డివిజను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువారి కార్యాలయములో ఈ క్రింది పనికి సీలువేసిన టెండర్లు తీసుకొనబడును.

1. పనిపేరు: "5/7, 6/2—336 మైళ్లలో వైనతేయం గోదావరి కుడిగట్టుకు రాతి గోయుసులు వేయుట"
2. ధరావతు సొమ్ము రు. 3,960 లు.
3. టెండరు ఫారముల ఖరీదు రు. 3—06న.పై.
4. టెండరు ఫారములకొరకు దరఖాస్తులు తీసుకొను ఆఖరు తేదీ 10—3—1961.

(సం.) యమ్. యన్. స్వామి,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు.
గోదావరి హెడ్‌వర్క్సు డివిజన్, ధవళేశ్వరం.

BCM
ఎలాస్టిక్
మాంటిల్సు
ఉపయోగించండి.



శ్రేష్ఠమైన రకం,
తక్కువధర.
దీర్ఘకాలం మన్నునది.
గ్యారంటీగలది
తయారుచేయువారు:
బెంగుళూరు కెమికల్
బెంగుళూరు — 12.

నమ్మకమైన
పాతబియ్యం
శ్రీవిజయ
రైస్ కంపెనీలో
లభించును
గవర్నరుపేట, విజయవాడ-2
ఫోన్ నెం 704



దొంగలనుండి ఆడవిమృగాలనుండి మిమ్ము మీరు కాపాడు కొనండి. ఎందుకు, ప్రయాణాలకు, గ్రామాలకు, ఉపయోగకారి, ఆటోమాటిక్ ఆరు తోటాలు. తేలికబరువు, కండ్లు మిరుమిట్లు కొలిపే రవ్వలు, అపాయము నుండి మిమ్ము కాపాడును.

నం	777	888	999
ధర	రు. 6/-	రు. 8/	రు. 13/

25 తోటాలు ఉచితం — అదనంగా 100 తోటాలు రు. 3/— తోలుకేసు రు. 4/ లైసెన్సు అవసరంలేదు పోస్టేజి రు. 2/— ఒకేసారి 2 రివాల్వర్లకు ఆర్డరిస్తే, పోస్టేజి ప్యాకింగ్, ఉచితం.

AMERICAN TRADERS
P.B. No. 408? Bombay-7



అత్తరు నసీమ్

శుభసమయములలో మీ స్నేహితుల, ఆహ్వానితుల హృదయాలను చూరగొనుటకు, యీ అత్తరు వారి జేబుగుడ్డలమీద, బట్టలమీద, కొన్ని చుక్కలు చిలకరించండి. దానితో ఆ వేడుక ఎంతో ఆనందంగా, శోభాయమానంగా వుంటుంది.

హామీ అండ్ కో.,
పెర్‌ఫ్యూమర్స్,
జుమ్మామసీదు, బొంబాయి-2.

రేడియో

ఆదివారం, ఫిబ్రవరి 26
శక 1882 ఫాల్గుణ 7

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయము: 6—30 సుప్రభాత కార్యక్రమ ప్రారంభం, 6—40 భక్తిరంజని, 7—0 7—15 ఆకాశవాణి సంస్కృత కార్యక్రమం (విజయవాడనుండి రిలే), 7—30 వి.వి. (శ్రీఖండే ఖయాల్, 7—45 సంగీత శిక్షణ, 8—00 అం. వా., 8—15 హిం. వా., 8—30 ఇండియన్ ఎయిర్‌ట్యూన్స్, 8—35 సుబద్ర సంగీత్ లక్ష్మీ శంకర్: ఖయాల్, 8—45 పిల్లలకు పాటలు, 9—00 'బచ్చోంకేలియే' పిల్లలకు, మధ్యాహ్నము: 12—30 చిత్ర జగత్, 1—00 రంగవల్లి, 1—45 విరామ సంగీతం, 1—50 తె. వా., 2—00 ప్రాదేశిక్ సుగమ్ సంగీత్, 2—10 ఉ. వా., 2—20 బాల వినోదం, 3—00 వాతావరణ సూచన, సాయంత్రము: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 ఆకాశవాణి శతాన్తి సుందరి సంగీత రూపకము, రచన: 'రజని' 7—00 తె. వా., 7—15 కన్నడ శ్రోతలకు లలిత్ సంగీత్. 7—30 నాటిక (ఉర్దూ), 8—00 చిత్రతరంగ్, 8—30 డి. హెచ్. పూజారి సితార్ యమన్ కళ్యాన్, 9—00 అం. వా., 9—15 ఉ. వా., 9—45 గులామ్ మహ్మద్ ఖాన్: సారంగి, 10—00 వి. వి. (శ్రీఖండే: ఖయాల్ భాగేశ్రీ, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయము: 6—30 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నము: 12—30 హైదరాబాదు ఎ వలె, 2—10 శాస్త్రీయ సంగీతం, 2—20 హైదరాబాద్ ఎ వలె, 3—00 వాతావరణ సూచన, సాయంత్రము: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 గాత్ర సంగీతం, 8—00 హైదరాబాద్ ఎ వలె, 9—15 డా. ఎస్. కె. సిద్ధాన్త గారి 'విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల సమస్యలు' అను ప్రసంగమునకు తెలుగు అనువాదం. 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయము: 6—30 శుభోదయం, 6—40 భక్తి రంజని: శివస్తుతి, 7—00 తె.వా., 7—15 'అమరవాణి' కూచిబొట్ల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, 7—30 త్యాగరాజకృతి సమామ్నాయం 7—45 సంగీతశిక్షణ, 8—00 అం.వా., 8—15 హిం. వా., 8—30 పాలవెల్లి, మధ్యాహ్నము: 12—30 కె. కృష్ణమాచారి: వయొలిన్, 1—00 బాలమురళి, 1—30 లలిత సంగీతం: పి. వి. సుబ్బలక్ష్మి, 1—50 తె. వా., 2—00 వాతావరణ సూచన, సాయంత్రము: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 75 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 ఉభయ కుశలోపరి శ్రోతల ఉత్తరాలకు జవాబులు 7—45 లలితసంగీతం వి. లక్ష్మి, 8—00 దాలపర్తి పిచ్చహరి: నాదస్వరం, 9—00 అం. వా., 9—15 లలిత సంగీతం: వి. లక్ష్మి, 10—00 కె.కృష్ణమాచారి: వయొలిన్, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయము: 6—55 మంగళ గానం, 7—15 త. వా., 7—30 పి. విశ్వనాథరావు: వేణువు, 8—00 మధురగీతం, 8—15 కె. ఆర్. లక్ష్మి, చిత్తూరు గోపాలకృష్ణన్: వయొలిన్, పాలఘాట్ కె కుంజమణి: మృదంగం., మధ్యాహ్నం: 12—30 కీర్తనమాల, 1—00 గీతమంజరి, 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 త. వా., 2—10 వీణ, క్లారినెట్: నిలయ విద్వాంసులు, 2—30 మన్నార్‌గుడి ఎన్. నాగనాథ అయ్యర్, 3—00 కదంబ కార్యక్రమం (తెలుగు) 4—00 వాతావరణ సూచన, సాయంత్రము 5—30 కె. సి. సుబ్రహ్మణ్యం, 7—15 త. వా., 7—30 ఎ. సుబ్రహ్మణ్యం: వీణ, 8—00 జి. వైదేహి, 8—30 టి. రత్నవేలు: వయొలిన్, 9—00 ఎ. వి. బాలసుబ్రహ్మణ్యం, 9—30 భక్తి గీతాలు, 10—00 సంగీతామృతం, శ్రీ యన్. కృష్ణఅయ్యర్ 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాసు ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీతమంజరి, 7—30 మద్రాసు ఎ వలె, 8—00 అం. వా., 8—15 మద్రాసు ఎ వలె, మధ్యాహ్నము: 10—45 ఆటవిడుపు, 12—30 సూర్యకాంతి, (తిరుచ్చి నుండి రిలే), 1—00 వాద్యగోష్ఠి, 1—30 అం. వా., 1—40 కావడిచిందు, 1—50 తె. వా., 2—00 మధురగీతం, 3—00 తిరుప్పవై, 4—00 వాతావరణ సూచన, సాయంత్రము: 5—30 పాశ్చాత్య సంగీతం, 5—55 స్థానిక ప్రకటనలు (ఆంగ్లము) 6—00 అం. వా., 6—05 మద్రాసు ఎ వలె, 6—20 కదంబం, 7—00 తె. వా., 7—15 వాద్యగోష్ఠి, 7—30 శ్రీనివాస కళ్యాణము, కథాకాలక్షేపం, మన్నార్‌గుడి ఆర్. సాంబశివన్, 8—30 మద్రాసు ఎ వలె, 9—00 అం. వా., 9—45 పాశ్చాత్య సంగీతము, 10—30 ప్రసార సమాప్తి.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రపత్రికలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ ఆర్. ముత్యాలు, జటుర్‌బాదు	35—00
డాక్టర్ శ్రీ పి. సుబ్బరాజు, వంగలపూడి	30—88
శ్రీ కూచిబొట్ల వెంకట చిదానంద సర్వబ్రహ్మశాస్త్రి అండ్ కూచిబొట్ల రాజ్యలక్ష్మి, విజయవాడ	11—00
శ్రీ ఆడుసుమిల్లి వెంకట చలపతి రావు, తిక్కరాజుపాలెం	5—00
శ్రీ యస్. వి. వెంకటాచార్యులు, కనుమోలు	5—00
శ్రీ పిన్నబుచ్చి బాలరాజు, పోడెల	5—00
శ్రీ బి. వి. కృష్ణారావు, తుని	5—00
శ్రీ దామినేని చిత్తరంజన్‌దాసు, తెనాలి	5—00
శ్రీ నల్లి సూరమ్మ, పూబలంక	5—00
శ్రీ దామినేని వెంకటశివయ్య, కోడూరు	5—00

రూ. 2—00 విరాళమిచ్చినవారు. పి. శ్రీరమాదేవి.

రూ. 1—00 విరాళమిచ్చినవారు. రేకుకుంట్ల బాబు, యస్. గోపాలకృష్ణయ్య, జి. లక్ష్మీనారాయణ, టి. వసంతం, చిలుదేరు శంకరయ్య, కాచం మారయ్య, రాచెర్ల అప్పయ్య, నరేందుల బతుకమ్మ, ఘనపురం బాబు, ఉత్తూరి లింగయ్య, కూరపాటి వెంకాయమ్మ, దొప్పలపూడి సుబ్బారావు, దారపు ఆదినారాయణ, కనిగల్పుల సుబ్రహ్మణ్యం, కొంగర సాంబయ్య, పి. హెచ్. విజయకుమార్, దుర్గా అప్పలసూర్యనారాయణ 1—25, సాధు లక్ష్మీకాంతమ్మ 1—05, నూతలపాటి రామయ్య 0—85, పేరా వెంకటేశ్వర్లు 0—60, పంగులూరి వెంకట సుబ్బాయమ్మ 0—60, పోతురెడ్డి అప్పిరెడ్డి 0—60, దొప్పలపూడి వీరయ్య 0—60, దొప్పలపూడి చినసుబ్బారావు 0—60.

నిన్నటివరకు వసూలయిన
మొత్తం రు. 1,41,866—61

మొత్తం రు. 1,42,002—64

నర్సాపురం అభివృద్ధి పనులకు సహాయం

మంత్రులవద్దకు చైర్మన్ ప్రభృతుల రాయబార ఫలితం

విజయవాడ, ఫిబ్రవరి 22:— పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పురపాలక సంఘం తరపున పురపాలక సంఘాధ్యక్షులు డాక్టరు పొన్నపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీ పి. సత్యనారాయణరాజు, శ్రీ పరకాల శేషావతారం, శ్రీ సమతం వీరకోటయ్య కమిషనర్ శ్రీ బాలకృష్ణరావుగార్లు రాయబార వర్గంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుకొని, నరసాపురం మున్సిపాల్టికి మార్కెట్టు కట్టుకొనుటకు అప్పు, 80,000 రూపాయలను 1960—61 లో తారురోడ్లు వేయుటకు 21,000 రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సావధానంగా కోర్కెలను విని 21,000 రూపాయలు తారు రోడ్లకు శాంక్షన్ చేశారనీ, మార్కెట్టుకు 61—62 లో తప్పక వీలైనంత వరకూ సహాయం చేస్తామని చెప్పారని తెలియ జేయబడింది.

పబ్లిక్‌వర్క్సు శాఖామాత్యులను కలుసుకొని పట్టణంలో కొన్ని ప్రాంతాలలో విద్యుచ్ఛక్తి సరఫరా లేదని చెప్పగా, అదనపు వీధి దీపాలు మెర్క్యురీవేపర్ లాంపు వెంటనే మంజూరు చేయాలని చీఫ్ ఇంజనీర్ గారికి ఉత్తర్వులు పంపుతామని చెప్పారని తెలియజేయబడింది.

విద్యాశాఖామాత్యులను కలుసుకొని, మున్సిపాల్టీకి అప్పగించిన జిల్లాబోర్డు పాఠశాలలకు 1959 ఆగస్టునుండి నేటివరకూ ప్రభుత్వం నుండి ఎట్టి గ్రాంటు వచ్చి యుండలేదనీ మున్సిపాల్టీకి ప్రభుత్వంవారు గ్రాంటు ఇవ్వనిచో పాఠశాలలు నడుపుట చాలా కష్టమని చెప్పగా రు. 95,000 గ్రాంటును మంజూరు చేశారని కూడా తెలియ జేయబడింది.

నెల్లూరు పరిషత్తు లోటుబడ్జెట్

(మన విలేకరి)

నెల్లూరు, ఫిబ్రవరి 22:— ఇటీవల నెల్లూరు జిల్లా పరిషత్తు ఆమోదించిన 1961—62 బడ్జెట్‌లో రు 1.16 లక్షల లోటువుంది.

బడ్జెట్‌లో కొత్తరవాణా సౌకర్యాలనులకు రు. 10.33లక్షలు, ప్రాథమికవిద్యకు కాక ఇతర విద్యలకు రు. 3.26లు, ప్రాథమికపాఠశాలల భవనాలనిర్మాణానికి రు. 75,000లు కేటాయించారు. ప్రజారోగ్యానికి వైద్యసౌకర్యాలకురు. 2.07 లక్షలు, సంఘ సంక్షేమ పనులకు రు.8.41 లక్షలు, మైనర్ ఇరిగేషన్ పనులకు రు10.25 లక్షలు ఖర్చు చేయ దలిచారు.

1960—61సంరించిన ఎస్టిమేట్లనులో ముగింపు నిల్వ రు. 7.64లక్షలు కనిపించింది వీటిని ఆమోదించారు.

ఫిబ్రవరి 17వ జరిగిన పరిషత్తు సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించారు. బలిరెడ్డిపాలెం, కావలి ప్రీమెస్సు పెన్షన్ బ్లాకులను ప్రథమ శ్రేణిబ్లాకులుగా మార్చడానికి సిఫార్సు చేశారు.

ఆహార పరిస్థితి

నెల్లూరు జిల్లాలో తెరిచిన 75చౌక దుకాణాలకు ఇంతవరకూ దాదాపు 1600 టన్నుల బర్మాబియ్యం సప్లయి చేశారు. శేరు 53 నయాపైసలకు అమ్ముతున్నారని పరిషత్తు జిల్లాలోని ఆహారపరిస్థితి సమీక్షలో పేర్కొనబడింది. మరి 25 అదనపు చౌక దుకాణాలు తెరవడానికి అనుమతివ్వబడినీ, శేరు 37 నయాపైసలకు అమెరికన్ మైలో కూడా సప్లయి చేస్తూ ఉన్నారని సమీక్షలో వివరించారు.

ఖమ్మం రసధుని కార్యక్రమం

(మన విలేఖరి)

ఖమ్మం, ఫిబ్రవరి 21:— రసధుని జనవరి నెల ప్రసారం ఇటీవల శ్రీ ఇటీకాల నీలకంఠరావు అధ్వర్యంలో స్థానిక వర్తక సంఘ భవనంలో జరిగింది. ఈ ప్రసారంలో శ్రీ భండారు పర్వతాలరావుగారు ఉదయపు ప్రయాణాల గురించి రసవంతం ప్రసంగించారు. శ్రీయుతులు దుర్గం విశ్వనాథంగుప్త ఆవుల పురుషోత్తమ కవిగారలు స్వీయకవితా గానం చేశారు. శ్రీయుతులు నీలకంఠరావు, యన్. సత్యనారాయణ గారలు తమ కథానికలు వినిపించారు. భక్తరంజని, జనవరి నెల జిల్లా వార్తల కూడ ప్రసారం చేయబడ్డాయి.

శ్రీయుతులు బి. వెంకటేశ్వర్లు, బి. ఆర్ ఆచార్య, జె. కోటేశ్వరరావు, వి. సరస్వతి, షేక్ గౌస్‌మొహియుద్దీన్, బి. అప్పలాచార్య గారల లలిత సంగీతం ప్రసారం చేయబడ్డది. సంగీత కళానిధి శ్రీ ఎస్. సి. రామానుజాచార్యులుగారు సంగీత విభాగాన్ని పర్యవేక్షించారు.



కృష్ణాజిల్లా సమితి అధ్యక్షుడు శ్రీ యార్లగడ్డ శివరామప్రసాద్ చల్లపల్లి కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ భవనానికి ప్రారంభోత్సవము చేసినప్పటి దృశ్యం

కీ. శే. డాక్టర్ కృష్ణ

పెక్కుచోట్ల సంతాపసభలు

హైదరాబాద్, ఫిబ్రవరి 22:— తెలుగు భాషాసమితి (హైదరాబాదు) కార్యాలయోద్యోగి వర్గం సమితి కార్యదర్శి డాక్టరు డి. వి. సుబ్బారెడ్డిగారి అధ్యక్షతన సమావేశమై డాక్టర్ వి. ఎస్. కృష్ణ మరణానికి సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేశారు.

విజయవాడ ప్రజాసోషలిస్టుపార్టీ సంతాపం

డాక్టర్ కృష్ణ హఠాన్మరణంవల్ల ముక్కోటి ఆంధ్రులకు తీరని నష్టం కలిగిందని విజయవాడ ప్రజాసోషలిస్టుపార్టీ కార్యదర్శి డా. దారపు లక్ష్మణరావు వ్రాస్తున్నారు.

శ్రీ వెనిగళ్ల సత్యనారాయణ సంతాపం

గుంటూరుజిల్లా కాంగ్రెసు సంఘ అధ్యక్షులు శ్రీ వెనిగళ్ల సత్యనారాయణరావు యీవిధంగా తెలియజేస్తున్నారు. "డాక్టరు వాసిరెడ్డి శ్రీకృష్ణగారి హఠాన్మరణం యావత్ భారతావనికే నష్టం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో నష్టం, ఆంధ్రప్రజలు వారు యూనివర్శిటీ గ్రాంట్సు కమిషన్ అధ్యక్షులు అయినారంటే ఎంతో ఆశలుపెట్టుకొని, విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశించారు. కాని ఆ ఆశలన్ని నిరాశలైనవి. దేశాన్ని దుఃఖ సాగరములో నింపి వారు పరలోకగతులైరి. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయములో అధ్యాపకులుగా రిజిస్ట్రారుగా ఉపాధ్యక్షులుగా చేసి, విశ్వవిద్యాలయమును ఎంతో అభివృద్ధిపరచి ఆదర్శవంతంగా నడుపగలిగిరి. కీ. శే. డాక్టరు కట్టమంచి రామలింగారెడ్డిగారు, డాక్టరు రాధాకృష్ణన్‌గార్ల లాంటి మేధావుల కోవలో చెంది, ఆ ఆదర్శములో నడపగలిగిన మేధావి, వారి ఆకస్మిక మరణమునకు సంతాపం తెల్పుతూ, వారి ఆత్మకు శాంతి కలుగుగాక అని దైవమును ప్రార్థించుచున్నాను."

శ్రీకాకుళంలో

అఖిలభారత విశ్వవిద్యాలయ గ్రాంట్సు కమిషన్ చైర్మన్ శ్రీ వి. ఎస్. కృష్ణగారి హఠాన్మరణానికి సంతాపాన్ని వెలిబుచ్చుతూ — శ్రీకాకుళం కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో సంతాపసభ జరుపబడింది. శ్రీ బి. రాజగోపాలరావు ఎమ్.పి. అధ్యక్షత వహించారు.

శ్రీ వి. ఎస్. కృష్ణగారి అకాలమరణానికి నేనేకాదు యావద్భారతదేశం విచారసాగరంలో మునిగివుందని శ్రీ రాజగోపాలరావుగారన్నారు. "ఆంధ్ర విశ్వవిద్యాలయఅభివృద్ధిలో ఆతనిపాత్ర సాటిలేనిది" అని మహోదయ సంపాదకులు శ్రీ టి. వి. శివరావుగారు పేర్కొన్నారు. శ్రీకృష్ణగారు మరణించడం ఆంధ్రుల కత్యంత విషాదాన్ని కల్గించింది అని జిల్లా కాంగ్రెసు ఉపాధ్యక్షులు శ్రీ ఇప్పిలి జోగారావుగారు అన్నారు. ఇంకా పలువురు ప్రసంగించిన పిమ్మట సభలో సంతాపతీర్మానం ఆమోదింప బడింది.

ఆత్మశాంతికి రెండు నిమిషాలు సభవారు మౌనం ప్రదర్శించారు.

పెదపాలెంలో

విశ్వవిద్యాలయాల గ్రాంట్సు కమిషన్ చైర్మను డా. వాసిరెడ్డి శ్రీ కృష్ణగారి అకాలమరణవార్త పెదపాలెం పౌరులందరిని విచారసముద్రంలో ముంచివేసినది. 17 తేదీన గ్రామంలోని దుకాణములు, హోటళ్లు, విద్యాసంస్థలు సంతాపసూచకంగా మూసివేయబడ్డాయి. హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. భీమశంకరరావుగారి అధ్యక్షతను సమావేశమై డా. కృష్ణగారిమృతికి సంతాపతీర్మానం చేసినారు. సభలో విద్యారంగానికి డా. కృష్ణగారు చేసిన సేవను ఉగ్గడిస్తూ పలువురు ప్రసంగించారు.

బందరులో

ఆంధ్ర జాతీయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులూ సమావేశమై డా. కృష్ణ అకాలమరణానికి తమ సంతాపమును తెల్పుతూ తీర్మానించారు. ప్రిన్సిపాలు శ్రీ యు. శివకామయ్య అధ్యక్షత వహించారు.

• • •

హిందూకాలేజి ఆడిటోరియంలో జర్గిన సమావేశములో శ్రీ కృష్ణగారి హఠాత్ మరణానికి తమ విచారమును తెల్పుతూ తీర్మానించారు. డా. గౌరీనాథశాస్త్రి ప్రిన్సిపాలు అధ్యక్షత వహించారు.

• • •

మున్సిపల్ కౌన్సిలు కూడా సంతాప తీర్మానం చేసింది. చైర్మన్ శ్రీ సన్నాల వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు.

ఏలూరులో

ఇవాళఉదయం ప్రెసిడెంట్ శ్రీ వీరమాచినేని వెంకటనారాయణగారి అధ్యక్షతక్రింద జరిగిన స్థానిక సర్. సి. రామలింగారెడ్డి కళాశాల పాలకవర్గ అత్యవసర సమావేశంలో యూనివర్శిటీ గ్రాంట్సు కమిటీ చైర్‌మను శ్రీ వి. ఎస్. కృష్ణగారి హఠాన్మరణమునకు తమ సానుభూతిని తెలుపుతూ తీర్మానించారు. శ్రీ కృష్ణాగారి ఆత్మశాంతికి గౌరవచిహ్నముగా సభ్యులందరు రెండు నిముషాలపాటు మౌనంగా నిల్చున్నారు.

స్థానిక కళాశాల నిన్న శ్రీకృష్ణాగారి మరణానికి సంతాపసూచకంగా మూసివేయబడింది.

నిడుబ్రోలులో

యూనివర్శిటీ గ్రాంట్సు కమిషన్ అధ్యక్షులు శ్రీ వి. యస్. కృష్ణగారి ఆకస్మిక మరణవార్త తెలియగానే సంతాపసూచకంగా స్థానిక పి. వి. యన్. కళాశాల పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలు ఒకపూట మూసివేశారు.

పి. వి. యన్. కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీ జి. సుబ్బరామయ్యగారి అధ్యక్షతన జరిగిన సభలో సంతాపతీర్మానం చేశారు.

పొన్నూరు సంస్కృత కళాశాలలో శ్రీ పప్పు పేరయ్య శాస్త్రిగారి అధ్యక్షతన సంతాపసభ జరుపబడింది. శ్రీ కృష్ణగారి అకాల మరణమునకు తమ గాఢ సంతాపాన్ని తెలియజేస్తూ తీర్మానించారు.

పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థుల, ఉపాధ్యాయుల సంతాపం

పంజాబ్ యూనివర్శిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు నేడొక సమావేశం జరిపి యు. జి. సి చైర్మన్ డాక్టర్ వి. యస్. కృష్ణ మరణంపట్ల సంతాపం ప్రకటిస్తూ తీర్మానించారు. వైస్ ఛాన్సెలర్ డాక్టర్ ఎ. సి. జోషి సమావేశానికి అధ్యక్షత వహించారు.

శ్రీ లచ్చన్న సంతాపం

డాక్టర్ వి. ఎస్. కృష్ణ ఆకస్మిక అకాలమరణానికి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ స్వతంత్రపార్టీ నాయకుడు శ్రీ జి. లచ్చన్న సంతాపం ప్రకటించారు. విద్యారంగంలో వీరిసేవ యికముందు లభించకపోవడం దేశ దురదృష్టమన్నారు. డాక్టర్ కృష్ణగారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ శ్రీ లచ్చన్న సందేశం పంపారు.

యూనివర్సిటీ కాలేజీల సంతాప ప్రకటన

వాల్తేరు, ఫిబ్రవరి 22:— డాక్టర్ వి. ఎస్. కృష్ణ హఠాన్మరణవార్త తెలియగానే ఆంధ్రయూనివర్సిటీ అంతా విషాదగ్రస్తమైంది.

ఒక సంతాప తీర్మానాన్నిచేసి, వారి కుటుంబానికి పంపారు. 16, 17 తేదీలలో యూనివర్సిటీ కాలేజీలు మూసివేశారు.

బావులత్రవ్వకం, భూమి బాగుచేసే పనులు

తనఖా బ్యాంకులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదట

(ఆంధ్రప్రభ ప్రతినిధి) అనంతపురం, ఫిబ్రవరి 23:— ఇప్పటివరకు రెవెన్యూశాఖ అధ్వర్యాన జరుగుతున్న బావుల త్రవ్వకాలనూ, భూమిని అభివృద్ధిచేసే పనులనూ, సహకార భూమి తనఖాబ్యాంకులకు అప్పగించాలనే ప్రతిపాదన ప్రభుత్వ ఆలోచనలో ఉన్నదని సహకార సంస్థల రిజిస్ట్రార్ శ్రీ జి. సి. చంద్రశేఖరం చెప్పారు. అప్పులు ఇచ్చే పద్ధతినిగూడా సుగమం చేస్తారనీ, భూమి విలువనుగూడా ప్రస్తుత ధరలనుబట్టి నిర్ణయించ దలపెట్టినారని రిజిస్ట్రార్ తెలియజేశారు.

ధర్మవరం సహకార భూమితనఖాబ్యాంకు రజితోత్సవాలకు ప్రారంభోత్సవంచేస్తూ, ఆంధ్ర సహకార భూమితనఖా బ్యాంకు రైతులకు చేసిన మేలు దేశంలోకల్లా మెచ్చుకో దగిన కృషి అని అధికాహారోత్పత్తి కార్యక్రమం సాఫల్యం కావడానికి ఈ రీత్యాకృషి జరుగుతున్నదనీ, శ్రీ చంద్రశేఖరం అన్నారు. గత 30 సంవత్సరాలలో లక్ష కుటుంబాలకు, అనగా 20 లక్షల ఎకరాల భూమికై ఈ బ్యాంకుద్వారా రు. 7కోట్ల వరకు సహాయం జరిగిందనీ, అయితే, రాష్ట్రానికి రు.40 కోట్లు కావలసివున్నదనీ, వారు చెప్పారు. రాష్ట్రం ఏర్పడినతరువాతరు. 5 కోట్ల సహాయం రైతులకు అందిం దన్నారు. "తృతీయ ప్రణాళికలో 50లక్షల ఎకరాలు అదనంగా సాగుకానున్నది. సహకార బ్యాంకుల కార్యక్రమం పెరుగక తప్పదు. రైతులు డిబెంచర్లుకొని, బ్యాంకులకుశక్తిని కలిగించాలి. ధర్మవరం బ్యాంకుల రాష్ట్రంలో ఉత్తమ బ్యాంకుగా రూ. 200 బహుమానం కూడా పొందటం అభినందనీయంగా ఉన్నది" అని శ్రీ చంద్రశేఖరం అన్నారు.

రజితోత్సవాలకుడిప్యూటీ కలెక్టరు శ్రీ రాంసింగ్ అధ్యక్షత వహించారు. శ్రీ ఛాయప్ప స్వాగతం చెప్పారు.

గ్రామసేవికలుగా చదువుకున్న వనితలు

మంత్రి శ్రీ పళ్ళంరాజు విమర్శ

హైదరాబాదు, ఫిబ్రవరి 24:— సమాజాభివృద్ధి కేంద్రాలలో పనిచేసే చదువుకున్న వనితలవల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం కలగడం లేదని, ప్రదేశ్‌కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, అటవీ శాఖామంత్రి అయిన శ్రీ యం. పళ్ళంరాజు మొన్నరాత్రి సుల్తాన్‌బజార్‌లో కస్తూరిబా దినోత్సవాన్ని ప్రారంభిస్తూ ప్రకటించారు.

బి. ఎ., యం. ఎ., డిగ్రీలుపొంది గ్రామసేవికులుగా సాంఘిక విద్యావ్యవస్థాపకులుగా గ్రామసేవకు వచ్చేమహిళలు ఇంకా పట్టణాలలోనేవలె పల్లెలలో ఉంటున్నారనీ, యథార్థంగా గ్రామాలలో నివసించే స్త్రీల అభివృద్ధికి వీరు పాటుపడటం లేదని శ్రీ పళ్ళంరాజువివరించారు.

గ్రామీణ స్త్రీలకు సంక్షేమ కేంద్రాలలో శిక్షణనిచ్చి పల్లెలకు పంపిస్తేవారు గ్రామప్రజలతో కలిసిమెలిసి ప్రవర్తించగలరనీ, వారివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందనీ శ్రీ పళ్ళంరాజు సూచించారు.

కస్తూరిబా నిధికి రు 44వేలు మాత్రమే హైదరాబాదులో వసూలు చేయ గలిగారని, ఆగినంతనిధిని వసూలు చేయాలని, ప్రతిపెద్ద గ్రామంలోను, కస్తూరిబా సంస్థను నెలకొల్పడానికినిర్ణయించారనీ, ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంత గ్రాంటుగా ఇవ్వగలదనీ మంత్రి తెలియజేశారు.

లఘు పరిశ్రమలమంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ ఈ సమావేశానికి అధ్యక్షతవహించారు. శ్రీమతి జ్ఞాన కుమారి హెడామంత్రులకు అంతకు ముందు స్వాగతం చెప్పారు. శ్రీ నరేందర్‌జీ, తదితరులు సమావేశంలో మాట్లాడారు.

విజయవాడ సంస్కృత పాఠశాల షష్ఠ వార్షికోత్సవం ఫిబ్రవరి 25న ఉదయం 8గంటలకు గాంధీనగరం హిందూ హైస్కూలులో జరుగును. శ్రీ జటావల్లభుల పురుషోత్తం అధ్యక్షతవహిస్తారు. మధ్య శ్రీ కాశీ కృష్ణాచార్యులవారికి సన్మానపత్రం సమర్పిస్తారు.

చిర్ల జగ్గిరెడ్డి చిత్రపటం

గోపాలపురంలో శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి ఆవిష్కరణ

అంబాజీపేట, ఫిబ్రవరి 23:— కొత్తపేట సమితి ప్రథమ అధ్యక్షుడుగా గోపాలపురం పంచాయితీ అధ్యక్షుడుగా చిరకాలం పనిచేసిన కీ. శే. చిర్ల జగ్గిరెడ్డి చిత్రపటాన్ని మాజీమంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి పంచాయితీ భవనంలో ఇటీవల ఆవిష్కరించారు. అంతకుముందు శ్రీ సుబ్బారెడ్డి గార్ని ఆరుజతల ఎడ్ల పూన్చిన బండిపై వూరేగించారు.

సభకు డాక్టరు వర్ధిపర్తి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈసభలో శ్రీయుతులు నడింపల్లి రామచంద్రరాజు, దువ్వూరి మృత్యుంజయ సోమయాజులు, పుల్లేటికుర్రు సమితి అధ్యక్షులు దారపురెడ్డి వెంకటరామారావు ప్రభృతులు పాల్గొన్నారు. శ్రీ చిర్ల సోమసుందరరెడ్డి వందన సమర్పణతో సభముగిసింది.

వినోదపు పన్ను సవరణ బిల్లు

రాష్ట్ర శాసనసభ ఆమోదం

హైదరాబాద్, ఫిబ్రవరి 24:— 1960 వ సంవత్సరపు మద్రాసు వినోదపు పన్ను ఆంధ్రప్రదేశ్ సవరణబిల్లును శాసనసభ నిన్న ఆమోదించింది. బిల్లును ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి ప్రతిపాదించారు.

శ్రీ ఎం. నాగిరెడ్డి (సి. డి. ఎల్.ఎఫ్.) శ్రీ సి. రాజగోపాలనాయుడు (స్వతంత్రపార్టీ) బిల్లుపై చర్చలో పాల్గొన్నారు.

శ్రీ బ్రహ్మానందరెడ్డి చర్చకు సమాధానమిస్తూ ప్రస్తుత ప్రతిపాదన స్థానికసంస్థలకు సహాయకారి కాగలదని, వినోదప్రదర్శన స్థలాలను తనిఖీచేయవలసిందిగా ప్రభుత్వం తన అధికారులకు చెప్పినదనీ, క్రమవిరుద్ధమైనవి ఏమైనా ఉంటే పరిష్కరించి నిరోధించగల అధికారాలు మునిసిపాలిటీల కమీషనర్లకు కలవని చెప్పారు.

ఈ బిల్లు ప్రకారం వినోదపు పన్నులు నూటికి 80 వంతులు లేక 90 వంతులు స్థానిక సంస్థలకు చెల్లించబడుతుంది.

నిడుబ్రోలు పరిసరాలలో పిల్లల వ్యాధులు

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

నిడుబ్రోలు, ఫిబ్రవరి 22:— పిల్లలకు వచ్చే "పొంగడువాపు" అనే భయంకరమైన వ్యాధి యిప్పటికీ ఈప్రాంతంలో ఉధృతి అయింది. ఇప్పటి రైల్వే అసిస్టెంటు స్టేషన్ మాస్టరు శ్రీ గురుస్వామిగారి 6, 4 సం. వయస్సుగల ఆడపిల్లలిద్దరికీ ఈవ్యాధి సోకిన 24 గంటలలోపునే మరణం సంభవించింది.

పసిపిల్లలలో "యాంటీరియర్ పోలియో మిలిటిస్" లేక "ఇన్‌ఫెన్‌టైల్ పెరాలసిస్" అనే ఇంకొక విధమైన భయంకర వ్యాధి వస్తున్నది. ఈప్రాంతంలో చుట్టుపట్ల గోవాడ, బోడిపాలెం, ఇంటూరు, పెద్దపులివర్రు, మునిపల్లె గ్రామాల నుండి ఈవ్యాధి సోకిన తొమ్మిదిమంది పిల్లలను వైద్య సహాయం నిమిత్తం యిచ్చటకు తీసుకొని వచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సంఘం

అవసరమని తెలంగాణా ప్రాంతీయసంఘం సిఫారసు

(మన విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 24:— తెలంగాణాలో గ్రామ పంచాయతీలకు, పంచాయతీ సమితులకు, జిల్లా పరిషత్తులకు, మునిసిపాలిటీలకు జరిగే ఎన్నికలకుగాను ప్రత్యేకంగా ఎన్నికల సంఘాన్ని ఒకదానిని ఏర్పాటుచేయాలని తెలంగాణా ప్రాంతీయసంఘం సిఫారసు చేసింది.

ఆటువంటి ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలలో విశ్వాసాన్ని ఏర్పరుస్తుందనీ, అనేక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోతవనీ తెలంగాణా ప్రాంతీయ సంఘం భావిస్తున్నది.

"నగరాల, పట్టణాల మునిసిపాలిటీల"ను గురించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘపు స్థానిక పాలన, ప్రజారోగ్య ఉపసంఘం తయారుచేసిన నివేదికను ఇవాళ శాసనసభముందుంచారు.

మునిసిపాలిటీలు వగైరాలలో ఎన్నికలయంత్రాంగమంతటినీ స్వతంత్ర, నిష్పక్షిక సంఘం ఒకదానికి అప్పగించితే ఎన్నికలసంఘంలో న్యాయధర్మాలకు అవకాశాలు కల్పించినట్లవుతుందని ఈ సంఘం ప్రకటించింది.

మునిసిపల్ ఎన్నికలలో పాల్గొనే ఏదో ఒక రాజకీయపార్టీతో ఇటు ప్రభుత్వ ప్రతినిధులకు అటు మునిసిపలు సభ్యులకు సంబంధ మున్నదని ఈ సంఘం అభిప్రాయపడింది.

నియోజకవర్గాల విభజనను కూడా స్వతంత్ర, నిష్పక్షిక సంఘానికి అప్పగించాలని ఈ సంఘం సిఫారసు చేసింది.

నిజాం నవాబుకు ఇస్తున్న పరిహారం, విధించే పన్నులకు అనుగుణంగావున్నదో లేదో తెలుసుకొనడానికిగాను ఆయనకువున్న ఆస్తి విలువ నిష్కటిదో హైదరాబాదు మునిసిపాలిటీ పరిశీలించాలనికూడా తెలంగాణా ప్రాంతీయ సంఘం సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘపు స్థానిక పాలన, ప్రజారోగ్యశాఖ ఉపసంఘం హైదరాబాదు, సికిందరాబాదుల విషయంలో తయారుచేసిన నివేదిక ఇవాళ రాష్ట్ర శాసనసభలో ప్రతిపాదించబడింది.

నిజాం ఆస్తులను కార్పొరేషన్ పన్నుల నుంచి మినహాయించడంలేదనీ, 1952 కు పూర్వం నిజాం పదిహేనువేల రూపాయలు (ఉస్మానియా సిక్కా) సాలీనా పన్నుల రూపంలో చెల్లిస్తూ వుండేవాడనీ, ఇది దరిమిలా సాలుకు 50 వేల రూపాయలకు పెంచబడిందనీ ఈ నివేదిక తెలియజేస్తున్నది.

ఈ ఆస్తుల విలువను సరిగా నిర్ణయించి పన్నువిధిస్తే ఎంత వసూలు అవుతుందో నిర్ధారణగా తెలియదనీ, రెండు మూడు లక్షల రూపాయలు పన్ను రావచ్చునని కొందరు భావిస్తున్నారనీ, 50 వేల రూపాయలు మించవన్నట్లు మరికొందరు భావిస్తున్నారనీ ఈ నివేదిక తెలియజేస్తున్నది.

లిప్టన్
లావోజీ
టీ



కమ్మదనమునకు
ఎక్కువ దిగుబడికి

LIPTON (INDIA) LTD.

'సిమెంటు కొరత ఏమాత్రం లేదు'

రాష్ట్రప్రభుత్వ స్పష్టీకరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 24:— రాష్ట్రంలో సిమెంటుకొరత లేనేలేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్పష్టంగా ప్రకటించింది.

ప్రభుత్వ ప్రతినిధి ఒకరు సిమెంటు పరిస్థితిని వివరిసూ సిమెంటు తగినంత లభిస్తున్నదనీ, సిమెంటు పంపకంపై కంట్రోలు పెట్టవలసిన పరిస్థితి ఏమీలేదనీ చెప్పారు.

సిమెంటు అమ్మకం, పంపకంపై కంట్రోలు పర్మిట్‌పద్ధతి అమలులోకి రాగలదన్న ఒకభావం ప్రజలలో ఉన్నదనీ, ఇలాంటి అభిప్రాయాలు మూలంగానే కృత్రిమంగా కొరత ఏర్పడుతుంటుందనీ ఆయన హెచ్చరిక చేశారు.

చేనేత పరిశ్రమకు ఒకకోటి రూపాయలు

కేటాయించవలసిందిగా శ్రీ ప్రగడకోటయ్య అభ్యర్థన

హైదరాబాద్, ఫిబ్రవరి 24:— చేనేత పరిశ్రమాభివృద్ధికి కేటాయించిన సొమ్ములో కోటిరూపాయలకు పెంచవలసిందిగా ఆంధ్ర చేనేత పనివారల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్య నాయ్డు ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రా తెలంగాణా ప్రాంతాలమధ్య జరిగిన కేటాయింపు న్యాయబద్ధంగా లేదనీ, ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందనీ తెలియజేస్తున్నారు.

తిరుమల కొండకు మరొక రోడ్

దేవస్థానాల సంఘం నిర్ణయం

తిరుపతి, ఫిబ్రవరి 23:— శ్రీ పి. ఎన్. అప్పారావు అధ్యక్షతన 17 న సమావేశమైన తిరుమల, తిరుపతి దేవస్థానాల సంఘం తిరుమలకు మరి ఒక రోడ్ వేయడానికి నిర్ణయించింది.

అంచనాలు, పథకాలు నిర్ణయించేందుకు ఇంజినీర్ శ్రీ ఎ. నాగేశ్వర అయ్యర్ సూచించిన నిబంధనలను అంగీకరిస్తూ అవసరమైన సిబ్బందిని కూడా మంజూరుచేశారు. కొత్తగా వేయబోయే రోడ్డు దాదాపు తొమ్మిదిమైళ్లు ఉంటుందనీ, పదిలక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది.

ప్రభుత్వ బహుమతుల పోటీకి 60 కథాచిత్రాలు

మార్చి 1 నుంచి కేంద్రసంఘంచే చిత్రాల ప్రదర్శన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 :— 1960 వ సంవత్సరపు ప్రభుత్వ బహుమతుల పోటీకి దేశమంతటినుంచి మొత్తం 60 కథా చిత్రాలు 10 బాలల చిత్రాలు, 14 విద్యాచిత్రాలు, 18 డాక్యుమెంటరీలు, 2 షార్టు చిత్రాలు వేరినట్లు అధికార పత్రికా ప్రకటనల వెలువడింది. క్రిందటి సంవత్సరం నిర్మించబడిన భారతీయ చిత్రాలకు మాత్రమే యీపోటీ పరిమితంచేయబడింది.

కథా చిత్రాలలో 16 హిందీ చిత్రాలు (ఉర్దూ హిందూస్తానీలతో సహా), 6 మరాటీవి, 2 గుజరాతీవి, 8 బెంగాలీవి, 3 ఒరియా చిత్రాలు, 11 తమిళచిత్రాలు, 10 తెలుగుచిత్రాలు, 3కన్నడ చిత్రాలు, 1 మళయాళ చిత్రం.

వీటిలో బెంగాలీ, తెలుగు, కన్నడం, చిత్రాలను నుంచి ఒక్కొక్కటి చొప్పున తర్వాత ఉపసంహరించ కో బడినాయి. మొదట విద్యా చిత్రాలుగా పోటీకి వచ్చిన ఆరు చిత్రాలను తర్వాత డాక్యుమెంటరీల జాబితాలో చేర్చారు.

కథా చిత్రాలను ఇప్పటికే ఒక సారి బొంబాయి కలకత్తా, మద్రాసు ప్రాంతీయ సంఘా లు పరిశీలించాయి. డాక్యుమెంటరీ, విద్యా చిత్రాల పరిశీలక సంఘం, బాలల చిత్రాల పరిశీలక సంఘం న్యూఢిల్లీలో ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు పోటీకివచ్చిన ఆయా చిత్రాలను పరిశీలిస్తారు.

ప్రభుత్వ బహుమతుల కేంద్ర సంఘంమార్చి 1వ తేదీనుంచి ఢిల్లీలోసమావేశమవుతుంది. బహుమతుల ప్రదానం మార్చి 31వ తేదీన జరుగుతుంది.

కేంద్రసంఘం అధ్యక్షుడు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్.కె.సిద్ధాంత. బొంబాయి ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు శ్రీ సి. బి. నాగర్కార్; కలకత్తా ప్రాంతీయసంఘం అధ్యక్షులు శ్రీమతి రాణు ముఖర్జీ; మద్రాసు సంఘం అధ్యక్షుడు శ్రీ ఎం.సత్యనారాయణ. డాక్యుమెంటరీ, విద్యా, బాలల చిత్రాల సంఘాలకు అధ్యక్షుడు డాక్టర్ జి. జి. హ్యాన్.

తెలంగాణా నిధి

తమ అభివృద్ధికే వినియోగించాలని ప్రభుత్వానికి ప్రాంతీయ సంఘం సిఫారసు

హైదరాబాద్, ఫిబ్రవరి 22:— తెలంగాణా ఆర్థిక సంపదలోని అదనపు నిధి 21.07 కోట్ల రూపాయలను, ఆ ప్రాంతపు అభివృద్ధికి వినియోగించవలసిందిగా తెలంగాణా ప్రాంతీయసంఘం రాష్ట్రప్రభుత్వానికి సిఫార్సుచేసినది.

ప్రస్తుతం అభివృద్ధివిషయంకంగా ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల మధ్యగల వ్యత్యాసాలను తొలగించవలసిందిగా కూడా తెలంగాణా ప్రాంతీయ సంఘం రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినది.

తృతీయ ప్రణాళికపై, తెలంగాణా అదనపు నిధులపై ప్రాంతీయ సంఘం నివేదిక ఈరోజు రాష్ట్ర అసెంబ్లీముందుంచబడింది.

తెలంగాణా ప్రాంతీయ సంఘం ఇంకా ఈ క్రింది సిఫార్సులను చేసినది:

బస్సు రవాణా కార్పొరేషను పెట్టబడుల విషయంలో ఆంధ్ర తెలంగాణాల నిష్పత్తి 2 : 1 గా ఉండాలి.

పోచంపాడు వంటి ప్రధానమైన ప్రాజెక్టుకు 4 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం విచారకరం. ఈ ప్రాజెక్టు ప్రథమదశ కార్యక్రమానికి అవసరమైన ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయాలి. తెలంగాణా అభివృద్ధికి కేటాయించవలసిన 21.07 కోట్ల రూపాయలలోను 8 కోట్ల రూపాయలను ప్రాజెక్టు కార్యక్రమానికి వినియోగించాలి.

ఈ 21.07 కోట్ల రూపాయలలో 3 కోట్ల రూపాయలను ఉస్మానియా యూనివర్సిటీకి మంజూరుచేయాలి.

రెండు కోట్ల రూపాయలను తెలంగాణా ప్రాంతంలోని రోడ్ల అభివృద్ధికి వినియోగించాలి.

కామన్‌వెల్తు ప్రధాన మంత్రుల సమావేశం

మార్చి 5 న లండన్‌కు ప్రధాని నెహ్రూ పయనం

ఢిల్లీ, ఫిబ్రవరి 24:— లండన్‌లో కామన్‌వెల్తు ప్రధాన మంత్రుల సమావేశం మార్చి 8వ తేదీన జరుగనున్నది. ప్రధాని నెహ్రూ మార్చి5న కొంట్ విమానంలో ఢిల్లీనుంచి బొంబాయికి వెడతారు. అక్కడినుంచి ఎయిర్ ఇండియా ఇంటర్ నేషనల్ విమానంలో లండన్ వెళ్ళి కామన్‌వెల్తు ప్రధాన మంత్రుల సమావేశంలో పాల్గొంటారు.

ఈ సమావేశంలో అతిముఖ్యమైన విషయాలు చర్చిస్తారని అభిజ్ఞవర్గాలు భావిస్తున్నాయి.

కామన్‌వెల్తు ప్రధానమంత్రుల సమావేశానికి ముందు అధికారస్థాయిలో సంభాషణలు జరుగుతాయి. ఈ సమావేశంలో పాల్గొనడానికి భారతదేశం తరఫున సెక్రటరీ జనరల్ శ్రీ ఆర్.కె. నెహ్రూ ఫిబ్రవరి 26న లండన్‌కు బయలుదేరుతారు. కామన్‌వెల్తు కార్యదర్శి శ్రీ యం. జె. దేశాయ్ కూడా ఈ సంభాషణలలో పాల్గొంటారు.

శ్రీ సంపత్ నిరశన దీక్ష

మద్రాసు, ఫిబ్రవరి 23:— ద్రవిడ మున్నేట్రకజగం అధ్యక్షపదవికి గత మాసంలో రాజీనామానిచ్చిన శ్రీ ఇ. వి. కె. సంపత్ నేటి ఉదయాన్నుంచి ఒక గడువు అంటూలేకుండా నిరశనదీక్ష ప్రారంభించారు. శ్రీ సంపత్ లోక్‌సభ సభ్యుడు.

తన పార్టీలో పెచ్చుపెరిగిపోతున్న 'క్రమశిక్షణారాహిత్యాన్ని, దౌర్జన్య మనస్తత్వాన్ని అరికట్టి సమైక్యతను సాధించడానికై" తాను ఈ నిరశన దీక్ష పూనినట్లు ఆయన అన్నారు.

బొంబాయికి బ్రిటిష్‌రాణి ఆగమనం

బొంబాయి, ఫిబ్రవరి 24:— బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఆమెభర్త డ్యూక్ ఆఫ్ ఎడింబరోతో కలిసి విమానంలో నిన్న సాయంత్రం 3గంటలకు బెంగుళూరునుంచి ఇక్కడకు వచ్చారు. వేలాది ప్రజలు శాంతా క్రజ్ విమానాశ్రయంలో ఆమెకు ఘనమైన స్వాగతం ఇచ్చారు.

నేపామిల్స్‌లో న్యూస్‌ప్రింట్ ఉత్పత్తి

విద్యుచ్ఛక్తి సరఫరా తగినంతగా లభించగానే రోజుకు వందటన్నులు కాగలదట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— విద్యుచ్ఛక్తి సరఫరా తగినంతగా లభించగానే నేపామిల్స్ రోజుకు 100 టన్నుల న్యూస్‌ప్రింటు ఉత్పత్తి ప్రారంభించగలదనీ, నేపానగర్‌లోని మధ్యప్రదేశ్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో కొత్త విద్యుదుత్పాదక యంత్రాలు పని ప్రారంభించడానికి మరొక 18 మాసాలు పట్టవచ్చుననీ, కేంద్ర పరిశ్రమలమంత్రి శ్రీ మనూభాయ్‌షా రాజ్యసభలో నిన్న ఒక ప్రశ్నకు వ్రాతపూర్వకంగా సమాధానం చెప్పారు.

నేపా మిల్స్‌లో రోజుకు 200 టన్నుల న్యూస్‌ప్రింటు ఉత్పత్తి చేయడానికి తృతీయ ప్రణాళికలో నిర్దేశించబడినట్లు కూడా ఆయన తెలియచేశారు.

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 24:—

74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—75
డి. బి. సన్నలు ,,	26—00
246 పిన్నబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	61—00
కుసుమ ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా.

బస్తా	45—00
(మెట్ట) పెసలు	50—00
నల్ల పెసలు నీలాలు	44—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	48—00

వినపనివీధి

బొంబాయిలో గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 24.—

టాటాస్టీల్ ఆర్డినరీ—	రు. 149.00
ఇండియన్ ఐరన్—	రు. 24.96
బంగారం (చైత్ర)	రు. 121.00
వెండి చైత్ర—	రు. 205.50
ప్రత్తి బరోడా (ఏప్రిల్)	569.25
ఆముదాలు (మే)	172.62
లిన్‌సీడ్ (మే)	35.62
ప్రత్తి గింజలు (మే)	92.25

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 24:—

సావరిన్ (చిల్లర ధర) 8 గ్రాముల	95.00
ఎస్.ఎం.బంగారంరెడి 10 గ్రాములు	123.75
మూసాబంగారంరెడి 10 గ్రాములు	121.25
బార్‌సిల్వర్ రెడి (కె. జి.)	209.50
చిల్లర 10 గ్రాములు	2.20

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 24:—

వేరుశనగపప్పు (80 కె. జి. ఎస్. బస్తా)	
కోరమాండల్	79—79.25
పీనట్సు	76.76—25
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారెడి	461.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్యాన్	
ఎం. ఎస్.	45.00
రాజా ఆరోస్	44.00
వేరుశనగకేకు	26.25

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 24:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—75
సావరిన్	96—75
వెండి	242—00
మూసా	2.44

విశ్వవిద్యాలయాలలో ప్రపంచవిజ్ఞానం కోర్సులు

ప్రవీణులసంఘం సిఫార్సులకు గ్రాంట్సు కమిషన్ ఆమోదం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:— ప్రపంచవిజ్ఞానంపై ప్రవీణులసంఘం చేసిన సిఫార్సులను విశ్వవిద్యాలయాల గ్రాంట్సు కమిషన్‌స్థూలంగా ఆమోదించిందనీ, నివేదికను విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు అంద జేస్తారనీ విద్యామంత్రి శ్రీ కె. ఎల్. శ్రీమాలి నిన్న లోకసభలో శ్రీ రామకృష్ణ గుప్తకు తెలియ జేశారు. ప్రవీణుల సంఘంచేసిన సిఫార్సులు ప్రాతిపదికగా ప్రపంచ విజ్ఞానానికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టేందుకు విశ్వవిద్యాలయాలకుసహాయం చేయడానికి కూడా గ్రాంట్సు కమిషన్ నిశ్చయించింది.

ఏలూరులో నీటి సప్లయి స్కీముకు రు 6 లక్షలు

మున్సిపల్ బడ్జెట్ లో కేటాయింపు

(ఆంధ్రప్రభ ప్రతినిధి) ఏలూరు, ఫిబ్రవరి 23:— ఏలూరులో నీటిసరఫరా అభివృద్ధి స్కీముకు మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ లో రు. 6,07,000 కేటాయించారు.

రోడ్లకు, కల్వర్టులకు, కాలి బాటలకు రు. 5, 37, 820, సెకండరీ విద్యకు గాను రు. 1, 35, 000, ప్రాథమిక విద్యాపద్దు క్రింద భవనాలు నిర్మాణానికి, ఫర్నిచర్‌కు రు. 62, 000 కేటాయించారు.

ఇతర ప్రతిపాదనలు: రైల్వే బ్రిడ్జిలకు రు. 1, 20, 400, కాలువ బ్రిడ్జిలకు రు. 1, 10, 000, దీపాలు వగైరాలకు రు. 75, 000, మార్కెట్ అభివృద్ధికి రు. 1,19,000, పెట్టెదు కాలువల కు రు. 85000.

చైర్మన్ శ్రీ ఎస్. సూర్యనారాయణ అధ్యక్షత సోమవారంనాడు కౌన్సిల్ సమావేశమై 1960—61 సవరించిన ఎస్టిమేట్లనూ, 1961—62 బడ్జెట్ ఎస్టిమేట్లనూ బడ్జెట్ కమిటీ చేసిన సవరింపులతో ఏకగ్రీవంగా ఆమోదించారు.

కమిషనర్ శ్రీ కె. సామ్యూయల్ బడ్జెట్‌ను సమర్పించారు.

ప్రారంభంలో డాక్టర్ వి. ఎస్. కృష్ణ హఠాత్మరణానికి సంతాపం తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆసమయంలో అందరు సభ్యులు విచార సూచకంగా మౌనంగా నిలబడి తీర్మానాన్ని చేయడం జరిగింది.



సంతోషపూర్వకముగా మీకు అందచేస్తున్నాము

కొత్త ధూత్‌పాపేశ్వర్ తయారు

స్వా మ లా

చ్యవనప్రాశ్, సువర్ణము, మకరధ్వజము, అభ్రకము మొ॥ చేర్చబడినది.

ధూత్‌పాపేశ్వర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పన్‌వెల్- బొంబాయి

ధూత్‌పాపేశ్వర్ బ్రాంచి: సుల్తాన్ బజార్, హైదరాబాద్.

ఆంధ్రప్రదేశ్ సర్కార్, రాయలసీమ డిస్ట్రిక్టుకు డిస్ట్రిబ్యూటర్లు:

పద్మా ఏజన్సీస్, గుంటూరు. జైన్ మెడికల్ స్టోర్సు, ఆదోని.

2 వ వారం

శ్రీవెంకటసాయిఫిలింస్ సమర్పించు

B.V.ప్రొడక్షన్స్ వారి

మాయామశ్చీంద్ర

ఛాయాగ్రహణం. దర్శకత్వం: బాబూభాయి మిస్త్రీ + మాటలు-పాటలు: అనిసెట్టి

నిర్మాతలు: పులపర్తి, అప్పారావు, దేగల పరిపూర్ణం

ఆంధ్ర: గౌతమిపిక్చర్స్, సీడెడ్: భాస్కర్ పిక్చర్స్, నైజాం: నాటిఫిలింస్, మైసూర్: ఈస్టిండియా

CHITRALEKHA

ఈ దిగువ కేంద్రాలలో 24-2-61 నుండి ప్రారంభం:

హైదరాబాద్-రహత్. సికింద్రాబాద్-చిత్ర. వరంగల్-లక్ష్మీటాకీస్.



Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఉదయం

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808470

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

	అధికార నియుక్తులైన ఏజంట్లు గల ప్రదేశాలలో రూ. న.	పోస్టుద్వారా రూ. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

చంద్రమండల స్వరూపం

మాస్కో, ఫిబ్రవరి 25:—
చంద్రమండలం ఉపరితలం, మెరుగువంటి పదార్థంతో కప్పబడి వున్నదని, సోవియట్ ఖగోళ శాస్త్రజ్ఞుడు ట్రాప్స్కీ తమ నిరంతర పరిశోధనలవల్ల ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రగ్రహ ఉపరితలం మిట్టపల్లాలతో ఎగుడు దిగుడుగా లేదని, ఆయన ప్రకటిస్తున్నారు. అది మంచుపొరతో కప్పబడి వున్నదనే సిద్ధాంతాన్నికూడా ఆయన త్రోసిపుచ్చారు.

సంపుటి: 26 సంచిక: 55 ★ విజయవాడ 26-2-1961 ఆదివారం ★ 12 పేజీలు వెల: 13 నయాపైసలు

పైరుల హామీపై రైతులకు అప్పులివ్వడానికి ప్రభుత్వం యోచన

సెంట్రల్ బ్యాంకులతో ఆలోచించి తగు నిర్ణయం చేయగలమని వ్యవసాయ మంత్రి ప్రకటన

పంటల భీమా పథకంపై, యింకా ఎట్టి నిర్ణయం జరగలేదని అసెంబ్లీలో వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—
రైతులచేతికి అందనున్న పంటలను అంచనాకట్టి, వాటి హామీపై, అప్పులు యివ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వ్యవసాయ మంత్రి శ్రీ రామచంద్రా రెడ్డి నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు ప్రత్యుత్తరమిస్తూ తెలియచేశారు.

ఈ పద్ధతి యింతవరకు రాష్ట్రంలో ప్రవేశపెట్టలేదని, సహకార ఋణసమస్యల పరిశీలక కమిటీ ఇటీవల, ఈవద్ధతిని సిఫారసు చేసినదని, దానిని, కేంద్రప్రభుత్వం ఆమోదించినదని, సెంట్రల్ బ్యాంకులతో, కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌తో సంప్రతించి రాష్ట్రప్రభుత్వం, ఈ విషయంలో అవసరమైన నిర్ణయానికి రాగలదని ఆయన వివరించారు.

పంటల భీమాపథక ప్రతిపాదన ప్రస్తుతం ఏదశలో వున్నదని ప్రశ్నించగా, పథకంలో కొన్ని జటిలసమస్యలు కలవని, వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నవని, కాగా యింతవరకు ఒక నిర్ణయానికి రాలేదని ఆయన సమాధానమిచ్చారు.

గ్రామాలలో ఇండ్లకు అప్పులు

గ్రామీణ ప్రజలు ఇండ్లు కట్టుకోడానికి జీవితభీమా కార్పొరేషన్ అప్పులు యిచ్చేటట్లు చూడవలసినదిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థించినట్లు ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య, మరొక ప్రశ్నకు ప్రత్యుత్తరమిచ్చారు.

క్రిందటినెల తాను ఢిల్లీ వెళ్లినపుడు, ఈ సమస్యను గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించానని ఆయన అన్నారు. కార్పొరేషన్ యిచ్చే అప్పులకు రాష్ట్రప్రభుత్వాలు గ్యారంటీ యిచ్చినట్లయితే, కేంద్రప్రభుత్వం ఈవిషయమై జీవితభీమా కార్పొరేషన్‌తో సంప్రతించగలదని, గృహనిర్మాణశాఖ మంత్రి తెలియచేశారని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ఎరుకపరిచారు.

కేంద్రమంత్రి సూచించిన ఈ షరతును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించినదని, గ్రామ ప్రాంతాలలో గృహ నిర్మాణానికై రెండు కోట్లు జీవితభీమా అప్పుయిచ్చేటట్లుగా సిఫారసు చేయవలసినదిగా కోరినదని ఆయన తెలియచేశారు.

ఈ సూచనను కార్పొరేషను కూడా అంగీకరించి ఎట్టి జాప్యం చేయకుండా, వెంటనే అప్పు మంజూరు చేయగలదని తాము విశ్వసిస్తున్నట్లుగా శ్రీ సంజీవయ్య ప్రకటించారు.

తృతీయప్రణాళికా కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో గృహనిర్మాణ పథకానికై 353 లక్షలు కేటాయించబడే ప్రతిపాదన కలదని, యిదికాక మరి 85 లక్షలు ప్రత్యేకంగా షెడ్యూలుజాతుల గృహనిర్మాణానికి వినియోగింప బడగలవని, ఆయన అన్నారు. అపరిశుభ్రమైన సేవావృత్తిలోవున్న షెడ్యూలు జాతులవారు ఇండ్లు కట్టుకోవడానికి 50 లక్షలు, తోళ్ల పరిశ్రమలో పనిచేస్తున్న వారికి 35 లక్షలు కేటాయించగలమని ఆయన అన్నారు. హరిజనుల కాలనీలనే పేరుతో, హరిజనులను, వేరే దూరంగా ఆట్టేపెట్టే ప్రమాదం రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటున్నదని, దీనికి తొలి చర్యగా, హరిజనుల కాలనీలో నూటికి పదివంతుల ఇళ్లు హరిజనేతరులకు కేటాయించామని ఆయన తెలియచేశారు.

శ్రీ కాళేశ్వరరావు ఆరోగ్యస్థితి

విశ్రాంతి తీసుకోవాలనిడాక్టర్ల సలహా

(మన విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుకు నిన్న రాత్రి సుఖంగా నిద్ర పట్టింది. వారి ఆరోగ్యం సంతృప్తికరంగా అభివృద్ధి చెందుతున్నది. డాక్టర్లు పంతులుగారిని పదిహేను రోజులపాటు విశ్రాంతి తీసుకోవలసినదిగా సలహా ఇచ్చారు. ఎక్కువమంది ఆయనను చూడటానికి వచ్చి వారి విశ్రాంతికి భంగం కలిగించకున్నారు.

రాబూజీ

"ఆ మందు జాగ్రత్తగా చూడండి — చాలామంది డాక్టర్లు ఇంకా మెట్రిక్ తూకాలు వాడటం లేదు!"



ఆగ్నేయ ఆసియాలోకల్లా పెద్ద దూరదర్శిని

హైదరాబాదువద్ద ఏర్పాటు చేయబోతున్నారు

(మన విలేఖరి)

హైదరాబాదు, ఫిబ్రవరి 25:—
ఆగ్నేయ ఆసియాలోకల్లా పెద్ద దూరదర్శినిని హైదరాబాదుకు 25 మైళ్ల దూరాన ఉస్మానియా విశ్వకళాపరిషత్తు ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబోతున్నది.

ఆరులక్షల రూపాయలు ఖరీదుచేసే 48 అంగుళాల దర్పణం ఆరైల ఆఖరునాటికి అమెరికానుంచి ఇక్కడికి వస్తుంది.

నిజామియా వేధశాల అభివృద్ధి పథకంలో దీని ఏర్పాటు ఒక భాగం. చాలా జాగ్రత్తగా సర్వే జరిపినమీదట, ప్రొఫెసర్ విల్సన్ సలహాపైన స్థలనిర్ణయం జరిగింది.

ఖగోళశాస్త్ర శాఖ ఒకటి ఉస్మానియా విశ్వకళాపరిషత్తులో కొత్తగా ఏర్పాటుచేయబడిన విషయం ఈ సందర్భాన చెప్పవలసివున్నది. నూతన ఖగోళ, భౌతిక పరిశోధనాలయాలున్న భవనంలో ఈశాఖ పనిచేస్తుంది. ఈ భవనాల నిర్మాణం ఈసంవత్సరం మార్చినాటికి పూర్తి అవుతుందను కుంటున్నారు. ఉస్మానియా విశ్వకళా పరిషత్తు ఆవరణలో పదార్థవిజ్ఞానశాస్త్రశాఖ భవనం ప్రక్కనే దీనినిర్మాణం జరుగుతుంది.

ఖగోళశాస్త్రంలో ఎమ్. ఎస్. సి. చదువుకు శాస్త్రవిజ్ఞానపట్టభద్రులను చేర్చుకుంటున్నారు. ఖగోళశాస్త్రపు ఈ ప్రత్యేక విద్యలో ఉత్తీర్ణులైనవారితో పోస్టుగ్రాడ్యుయేట్ చదవు వచ్చే సంవత్సరం ప్రారంభిస్తారు.

శ్రీ పట్టాభి రామారావు రాజీనామా సమస్య

వారం పదిరోజులలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని తెలపటానికి ముఖ్యమంత్రి హామీ

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—
విద్యా, రవాణా శాఖలమంత్రి శ్రీ యస్. బి. పి. పట్టాభి రామారావు రాజీనామా విషయం తిరిగి నేడుకూడ కాంగ్రెసు శాసనసభా పక్షం సమావేశంలో ప్రస్తావించబడింది.

ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం గైకొనటానికి పార్టీముందుంచాలని శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి అన్నట్లు తెలిసింది.

ఈ సూచనను డాక్టర్ ఎం. చెన్నారెడ్డి, శ్రీ జి. జగన్నాథరాజు, శ్రీ పి. నరసింగరావులు బలపరచారట.

ప్రభుత్వం క్రమవిరుద్ధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం ముందు ఈ విషయం ఉంచగలనని పార్టీనాయకుడు శ్రీ సంజీవయ్య వాగ్దానం చేసినట్లు తెలుస్తున్నది. ఏమైనా తాను సభను విశ్వసించగలననీ, ఉపసంఘంనిర్ణయాన్ని సభకు తెలియచేయగలననీ కూడ ఆయన చెప్పారు.

మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని వారం, పదిరోజులలో శాసనసభా పక్షానికి తెలియచేయగలనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన అనంతరం సభ్యులు దీనిపై పట్టుపట్టటం మానివేశారు.

బడ్జెట్ ప్రతిపాదనలపై నేడుకూడ అసంపూర్తిచర్చ జరిగింది.

మిశ్రమ మంత్రివర్గం కొనసాగాలి

కేరళ పి. యస్. పి. తీర్మానం

ఎర్నాకులం, ఫిబ్రవరి 25:—
కేరళ మిశ్రమ మంత్రివర్గాన్ని, రాష్ట్రంలో కమ్యూనిస్టులుకాక ఇతరపార్టీలతో ఏర్పడిన ప్రజాస్వామిక ఐక్యతను కొనసాగించటమే తమ అభిమతమని కేరళ ప్రజాసోషలిస్టుపార్టీ నేడొకతీర్మానంలో ప్రకటించింది.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

జమ్ము, ఫిబ్రవరి 25:—
కాశ్మీర్ ఆర్థికమంత్రి శ్రీ జి. యల్. డోగ్రా నేడు అసెంబ్లీలో 3,33,000 రూపాయల మిగులు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

రష్యాను బలపరచవలసిందని కోరుతూ నెహ్రూకు కృశ్చేవ్ లేఖ

లుముంబా హంతకులలో హామర్‌షెల్డ్ ముఖ్యుడని ఆరోపణ

మాస్కో, ఫిబ్రవరి 25:—
మిత్రరాజ్యసమితి సెక్రెటరీజనరల్ శ్రీ హామర్ షెల్డ్‌ను తన పదవినుంచి తొలగించాలనీ, సమితిని పునర్వ్యవస్థీకరించాలనీ, కాంగోనుంచి విదేశీసేనలన్నిటినీ ఉపసంహరించాలనీ రష్యా కోరుతున్న కోర్కెలను బలపరచవలసిందని అర్థిస్తూ ఇండియా ప్రధానమంత్రి శ్రీ నెహ్రూకు సోవియట్ ప్రధానమంత్రి శ్రీ కృశ్చేవ్ ఒక సందేశం పంపించారు.

శ్రీ పాట్రిస్ లుముంబా హత్యలో శ్రీ హామర్ షెల్డ్ "ముఖ్య హంతకుడు" అని శ్రీ కృశ్చేవ్ ఆరోపించారు.

కాంగోలో సంఘటనల కారణంగాను, శ్రీ పాట్రిస్ లుముంబా మరణం కారణంగాను శ్రీ హామర్ షెల్డ్ నిర్వహిస్తున్నపాత్రను, మిత్రరాజ్య సమితిపై ఆయన చర్యల ప్రభావాన్ని "అవశ్యం" పరిశీలించవలసివున్నదని శ్రీ కృశ్చేవ్ అన్నారు.

సమితి సేనలు కాంగోకు చేరుకున్నాయి ... శ్రీ హామర్ షెల్డ్‌కు పూర్వమే తెలుసు" అని శ్రీ కృశ్చేవ్ అన్నారు.

"వలసదారులతో హామర్‌షెల్డ్ లాలూచీకి దిగారు. అలా దిగి, కాంగోలోని చట్టసమ్మత ప్రభుత్వాన్ని, పార్లమెంటును రక్షించే విషయంలో ఆయన అన్నివిధాలా జాగుచేశారు. సెక్రటరీ జనరల్‌గా తనకున్న హోదాను ఇందుకు ఆయన వినియోగించారు.

"....కాంగోలోని ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించడం, సమితి సిద్ధాంతాలను, గౌరవ మర్యాదలను పూర్తిగా మంటగలపడం, ఆది నుంచి అంతంవరకు కాంగోలో హామర్‌షెల్డ్ అవలంబిస్తూ వచ్చిన విధానం."

"సమితికి సెక్రెటరీ జనరల్ స్థానంలో ... సోవియట్ ... ప్రధానివద్దవున్నారని శ్రీ కృశ్చేవ్ ప్రకటించారు.

"ప్రపంచయుద్ధం" మరింత తీవ్రము జరగకుండా చేయాలన్నా, "ప్రపంచయుద్ధాన్ని నివారించాలన్నా సమితిని పునర్వ్యవస్థీకరించాలని ఆయన అన్నారు.

సోషలిస్టు దేశాలకు, ఏలిన పారతంత్ర్యాన్నుంచి విముక్తిపొందిన దేశాలకు వ్యతిరేకంగా సమితిని స్వప్రయోజనానికై వినియోగించుకోవాలని సామ్రాజ్యవాదదేశాలు ప్రయత్నిస్తున్నవి.

"అయితే ఈ పద్ధతి వీలుకాకపోవచ్చును" అని శ్రీ కృశ్చేవ్ వ్రాశారు.

ఆసియా, ఆఫ్రికా, యూరోపు, లాటిన్ అమెరికాల నాయకులకు ... లేఖలు పంపబడినట్లు సోవియట్ విదేశాంగశాఖ తెలియచేసింది.

"కాంగో స్వాతంత్ర్య పునరుద్ధరణ"ను, వలస పాలకుల "దురాక్రమణ" నుంచి ... పరిశీలించడానికిగాను ఆఫ్రికన్ సంఘం ఒకదానిని ఏర్పాటు చేయాలని శ్రీ కృశ్చేవ్ సూచించారు.

సమితి నిర్ణయాలకు విర్థయమ్ 'షరతులు' కలిగిస్తున్నదనీ, దానిని సమితి ... ప్రణాళికలో నిర్దేశించిన అంశాలు ... శ్రీ కృశ్చేవ్ సూచించారు.

కటాంగా నాయకుడు శ్రీ మోయిస్ షోంబే, లియోపాల్డ్‌విల్లీ సైనిక నాయకుడు మేజర్ జనరల్ జోసెఫ్ మొబుటూలను అరెస్టుచేసి, వారిని "మూకల్ని" నిరాయుధులచేయాలని శ్రీ కృశ్చేవ్ కోరారు.

పశ్చిమదేశాల విలేఖరులను, సోవియట్ విదేశాంగశాఖ ప్రత్యేకంగా పిలిపించి, సోవియట్ ప్రధాని సందేశపు అనధికార అనువాదప్రతిని అందచేసింది.

"గట్టిగా చెప్పాలంటే, శ్రీ లుముంబాను హత్య చేసింది శ్రీ హామర్‌షెల్డ్. కత్తినిగాని, పిస్తోలునుగాని ఎవడు పుచ్చుకుంటే వాడు మాత్రమే హంతకుడు కాడు. ఆయుధాన్నిబట్టించినవాడు ముఖ్యహంతకుడు.

"అటువంటి వ్యక్తి మిత్రరాజ్య సమితిలో

(మిగతా 3 వ పేజీలో)

ఒరిస్సాలో రాష్ట్రపతి పాలన అమలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 :—
రాజ్యాంగంలోని 356 సూత్రాన్ని అనుసరించి ఒరిస్సారాష్ట్రం పరిపాలనాధికారాలను ప్రెసిడెంటు ఈరోజు స్వీకరించారు.

కాంగ్రెస్—గణతంత్ర పరిషత్ మిశ్రమ మంత్రివర్గం రాజీనామా ఫలితంగా ఏర్పడిన పరిస్థితిని పురస్కరించుకుని, ప్రెసిడెంటు రాష్ట్రంలో పరిపాలనాధికారాలు స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంలో వెలువడిన అధికార ప్రకటన యిలా తెలుపుతున్నది :

"భారత రాజ్యాంగంలోని సూత్రాలనుబట్టి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది."

ఈ సందర్భంలో ప్రెసిడెంటు జారీచేసిన ఒక ఉత్తర్వు ఈ క్రిందివిధంగా ఉన్నది :

"భారత రాజ్యాంగాన్ని అనుసరించి, 1961 ఫిబ్రవరి 25 వ తేదీన ప్రెసిడెంటు చేసిన ప్రకటనలోని పేరాగ్రాఫ్ 1, 'సి' క్లాజు ప్రకారం ఒరిస్సా రాష్ట్రప్రభుత్వ పరిపాలనా బాధ్యతలను, రాష్ట్ర గవర్నరు పరిపాలనాధికారాలను ప్రెసిడెంటు స్వీకరించి, తన ఆదేశాలద్వారా గవర్నరు పరిపాలనాధికారాన్ని, ప్రభుత్వ పరిపాలనా బాధ్యతను, రాష్ట్రంలో నిర్వహించగలరు.

21 నెలలపాటు రాష్ట్రంలో పాలనసాగించిన ఒరిస్సా మిశ్రమ మంత్రివర్గం రాజీనామా చేసిన విషయం మా పాఠకులకు విదితమే.

స్వాతంత్ర్యానంతరం దేశంలోని రాష్ట్రాలలో ప్రెసిడెంటు పరిపాలనను ప్రవేశపెట్టడం ఇది ఆరవసారి.

లోగడ పంజాబ్, పెప్సూ, ఆంధ్రప్రదేశ్, తిరువాన్కూర్, కొచ్చిన్—కేరళ, రాష్ట్రాలలో ప్రెసిడెంటు పరిపాలనను ఏర్పాటు చేసిన సందర్భాలున్నవి.

(మిగతా 3 వ పేజీలో)

శ్రీ పంత్ పరిస్థితిలో కొంత అభివృద్ధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 :—
భారత హోంమంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్ ఆరోగ్య పరిస్థితి నిశ్చలంగా వుండి నేడు మరికొంత అభివృద్ధికరంగావుంది. నేడు ఒకసారి కొంచెంసేపు విషమస్థితి ఏర్పడినప్పటికీ దానిని వెంటనే నివారించగలిగినట్లు నేటిరాత్రి విడుదల చేసిన చికిత్సానివేదికలో పేర్కొనబడింది. ఇంక మరేలాంటి క్రొత్త చిక్కుసమస్యలు ఉత్పన్నం కాకపోయేయెడల ఆయన ఆరోగ్యపరిస్థితి అభివృద్ధి చెందితీరుతుందని, 'ఇంతవరకు సంభవించిన విషమావస్థలను ఆయన శరీరం బాగా తట్టుకోగలిగినట్టు గోచరిస్తున్న'దని ఈ ప్రకటనలో పేర్కొనబడింది.

ఈ ప్రకటనపైన డా. పి. సి. ధండా, కర్నల్ యం. యస్. రావు, డా. హెచ్. యల్. ఖోస్లా, డా. పి. టిన్‌గార్లు సంతకాలు చేశారు.

గత సోమవారంనాడు అస్వస్థులైనప్పటినుంచి శ్రీ పంత్ స్పృహతప్పివున్నారు. ఆయన పరిస్థితి గురువారంనాడు రాత్రి విషమించి నిన్న రోజంతా అదేవిధంగా వుంది. శుక్రవారంనాడు రాత్రి పరిస్థితిలో కొంత అభివృద్ధి కన్పించింది. అదిపరిస్థితి ఇంతవరకు కొనసాగుతూ వున్నది.

భారత అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షుడు డా. రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ, డా. సంపూర్ణానంద్, బెంగాల్ గవర్నర్ కుమారి పద్మజానాయుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డా. కె. యన్. కట్జూ, బ్రిటిష్ విదేశాంగ మంత్రి లార్డ్ హోమ్, భారత రక్షణమంత్రి శ్రీ వి. కె. కృష్ణమీనన్, పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ ప్రతాపసింగ్ కైరాన్, ప్రభృతులు నేడు హోమ్‌మంత్రి పంత్ గృహానికి విచ్చేసినవారిలో వున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో రక్షణావ్యయం పెరిగే సూచన

ఢిల్లీ, ఫిబ్రవరి 25 :—
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో ప్రతిపాదించనున్న బడ్జెట్‌లో చైనా — ఇండియాల మధ్య అపరిష్కృతంగా నిలిచిపోయిన సరిహద్దు వివాదప్రభావం కనిపించవచ్చు. 1959—60 తో కంటె 1960—61 లో రక్షణ వ్యయం రు 30 కోట్లు పెరిగింది. ఈ సరిహద్దు వివాదం కారణంగా ఈ వ్యయం ఈ సంవత్సరం కూడ ఇదేరీతిగా పెరగవచ్చు.

కరాచీలో భారత రాయబార కార్యాలయంపై ప్రదర్శకుల దాడి

రాళ్ళవాన కురిపించగా 12 మందికి గాయాలు

పాకిస్తాని పోలీసులు ఎలాంటి చర్య గైకొనకుండా చూస్తూ పూరుకున్నట్లు వార్త

కరాచీ, ఫిబ్రవరి 25:—
2000 మంది భారత వ్యతిరేక ప్రదర్శకులు నేడు కరాచీలోని ఇండియా హైకమిషనర్ కార్యాలయంపై దాడి జరిపి రాళ్లు రువ్వి, కార్యాలయానికి తీవ్రమైన నష్టం కలగజేశారు. కార్యాలయం సిబ్బందిలో 12 మందికి గాయాలు తగిలాయి. ప్రదర్శకులలో కొందరు విద్యార్థులుకూడా ఉన్నారు.

ప్రదర్శకులు సాయంత్రం 4 గంటలకు ఇండియా హైకమిషనర్ కార్యాలయం ముందు చేరి 'భారత నాయకులు ముస్లిం హంతకులు'అని నినాదాలు చేస్తూ, రాళ్ళు రువ్వసాగారు.

కరాచీ జిల్లా మాజిస్ట్రేటు, పోలీసు అధికారులు అక్కడ ఉండి కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. క్రమేపి, ప్రదర్శకులచే రాళ్ళు రువ్వడం విపరీతమైపోయి, కార్యాలయంలోని డజను మంది ఉద్యోగులకు గాయాలు తగిలినవి.

కార్యాలయం ఆవరణలోని అనేక మోటారు కార్లు కూడా రాళ్ళ వానకు విపరీతంగా దెబ్బతిన్నవి.

ప్రదర్శకుల సంరంభం ప్రారంభించినప్పటినుంచి, పోలీసుదళాలు అక్కడే ఉన్నప్పటికీ, ప్రదర్శకులను చెదరగొట్టడానికి లాఠీ ప్రయోగం కాని, ఎలాంటి చర్యకాని తీసుకోలేదు.



మీరు గణించబడినారా?

ఏ ప్రాంతంగాని, ఏ గృహముగాని, ఏ వ్యక్తిగాని గణింపబడకపోయినచో జనగణన అధికారులైన మున్సిపల్ కమీషనరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, తహసీలుదారు గార్లకు వెంటనే తెలియపర్చండి.

(ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల సూపరింటెండెంటుగారిచే ప్రచురింపబడినది.)

చెమటవల్ల దుస్తులు చివికిపోకుండా చూచుకొంటారు కూడా
పెనామా బనియన్లు
పెనామా హొజైరీస్ తిరుప్పూర్

సివిల్ ఏరోడ్రోం, విజయవాడ

విజయవాడ సివిల్ ఏరోడ్రోంవద్ద దిగువ హక్కులకు టెండరు 3—3—61 ఉ. 11 గం.కు విజయవాడ, సివిల్ ఏరోడ్రోం, ఆఫీసర్ — ఇన్—చార్జి ఆఫీసులో వేలం వేయబడును.

1. గడ్డికోసుకునే హక్కు — సుమారు 320 ఎకరములు 1—4—61 నుంచి ఒక సంవత్సరం, (2) పండ్ల ఫలసాయం హక్కు (ఎ)2800 తాటిచెట్లు, (బి)288 మామిడి చెట్లు 1—4—61 నుంచి ఒక సం. రం. (3) వ్యవసాయపు హక్కులు: 43 ఎకరముల భూమి 1—4—61 నుంచి 3 సం. లు. హెచ్చు పాటలో 50 శాతం సొమ్ము పాట కొట్టివేయ బడిన వెంటనే నగదుగా దరావతు సొమ్ము క్రింద జమాలు చేయబడును. మిగతా సొమ్ము న్యూఢిల్లీ, సివిల్ ఏవియేషన్ డైరెక్టరు జనరల్‌నుండి ఆమోదం పొందిన తరువాత జమాలు చేయబడును. ఏపాటగాని అన్ని పాటలుగాని ఎట్టి కారణములు తెలుపకుండానే నిరాకరించుటకు డైరెక్టర్ జనరల్‌కు హక్కు కలదు. మిగతా వివరములు కావలసినచో విజయవాడ, సివిల్ ఏరోడ్రోం, ఆఫీసర్ ఇన్‌చార్జి, ఆఫీసునుండి పనిరోజులలో ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు పొందవచ్చును.

డి: 100 (76) 60.

సంగ్రహ ప్రకటనలు

కంటిపరీక్ష యంత్రము

కంటిచూపు దోషము పరీక్షచేయు యంత్రం వల్ల, మీ కండ్లు చూపు చాలా బాగుగా పరీక్షచేసి ఖచ్చితమైన, కంటి అద్దములను అమర్చబడును.

ఆంగ్లో అమెరికన్ ఆప్టికల్ కంపెనీ, 68, కమెర్షియల్ వీధి, బెంగుళూరు—1.

కావలెను

మా డిస్పెన్సరీకి ఒక మెడికల్ ఆఫీసరు కావలెను. డిగ్రీ హోల్డరు అయివుండవలెను. కనీసము 5 సం.ల అనుభవ ముస్నవారికి ప్రాధాన్యత యివ్వబడును. జీతము అనుభవమునుబట్టి రు. 300 నుంచి రు. 500 వరకు యివ్వబడును. ప్రావిడెంట్ ఫండు, బోనసు సౌకర్యములు, ఉచిత నివాసవసతి యివ్వబడును. వయస్సు, అర్హతలు, అనుభవము తెలుపుతూ 15—3—61 లోగా ఉగువ అడ్రసుకు దరఖాస్తు పంపండి. ప్లాంట్ మేనేజరు, జైపూర్ షుగర్ కంపెనీ లిమిటెడ్., రాయగడ, కోరాపుట్ జిల్లా.

గ్రంథములు

గుంటూరు జిల్లా డైరెక్టరి

వివిధ రంగాలలోని గుంటూరు జిల్లా అభివృద్ధిని ఈ గ్రంథం పూర్తిగా వివరిస్తుంది. ఉగాదికి విడుదల. ప్రకటన కర్తలు, ఏజెంట్లు, త్వరపడాలి. సంపాదకులు: 1వ లైను, 15వ అడ్డరోడ్డు, బ్రాడీపేట, గుంటూరు—2

టెండరు నోటీసు

నర్సాపురం మున్సిపాలిటి

నర్సాపురం మునిసిపల్ ఏరియాలో 2 తారు రోడ్లు వేయుటకు ఎస్టిమేటు విలువ 36,000 మునిసిపల్ కమీషనరు గారికి తే. ది. 9—3—61 సాయంత్రము 4—00 గం. వరకు సీల్డు టెండర్లు తీసుకొనబడును. వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవలెను.

మునిసిపల్ ఆఫీసు, (సం) ఎస్. బాలకృష్ణారావు, నర్సాపురం, 23—2—61. కమీషనర్.

ఆంధ్ర పోలీసుకు ప్రెసిడెంట్ అవార్డు

హైదరాబాద్, ఫిబ్రవరి 25:— గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ పల్లాపు వెంకటేశ్వర్లు పోలీస్‌కానిస్టేబిల్ అత్యంత శ్రద్ధాభక్తులతో తన విధులను నిర్వర్తించడమే కాక, వీరోచితమైన కార్యాన్ని నెరవేర్చినందుకు ప్రెసిడెంట్ అవార్డు లభించింది.

మార్చి 25 వ తేదీన శ్రీ వెంకటేశ్వర్లు గుంటూరుజిల్లా ఏవిడిపాడు గ్రామంలో డ్యూటీ చేస్తూ వుండగా, కొందరు దుండగీడులు ఒక ఇంటికి నిప్పు అంటించారు. ఆ ఇంట నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను మంటలకు ఆహుతి కాకుండా, శ్రీ వెంకటేశ్వర్లు ఆ అగ్ని మంటలలోనికి జొరబడి, వారిని ఎత్తుకొని బయటకు తీసుకువచ్చి వారి ప్రాణాలను కాపాడగల్గాడు. అప్పుడు అతని చొక్కాకు నిప్పు అంటుకొన్నది. వీపు కాలిపోయింది. అయినాసరే, అతను తన ప్రాణాపాయ స్థితిని లెక్కచేయక ఈ సాహసాన్ని ప్రదర్శించాడు. అతడున ధైర్యాన్ని మెచ్చుకొని ప్రెసిడెంటు ఈ అవార్డును అతనికి బహూకరించారు.

బొబ్బిలిలో 800 ఇళ్ళు దగ్ధం

(మన విలేఖరి)

బొబ్బిలి, ఫిబ్రవరి 24:— కార్మికులకు సంబంధించిన దాదాపు 800 ఇళ్ళు అగ్నిప్రమాదానికి 20 వ తేదీన గురై కాలిపోయినవి.

వైశ్య సంఘం, ఇతర సంస్థలు రాత్రి అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. నష్టం ఎంతైనది ఇంకా అంచనా వేయలేదు.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
1961 ఫిబ్రవరి 25, ఆదివారం
ఏకాదశి ఉ. 9.23 వరకు పునర్వసు రా 12.14 వరకు
వర్జ్యం: ఉ. 10—40 నుంచి 12—28 వరకు

అంతర్వాణి

1961 ఫిబ్రవరి 26, ఆదివారం

కనీస ధర్మం

వచ్చే సంవత్సరంనుంచి 6-11 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా విధానం అమలుజరిపే బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. మన రాజ్యాంగ చట్టంలోని ఒక ముఖ్య నిర్దేశాన్ని నెరవేర్చే మహాప్రయత్నంలో ఇది పూర్వభాగం.

నిజానికి ఈ ఉచిత నిర్బంధ విద్యా విధానం 14 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలందరికీ కూడ వర్తింపజెయ్యవలసినదే. కాని, అది విస్తారమైన వ్యయప్రయాసలతో కూడినపనిగనుక, ప్రస్తుతం 11 సంవత్సరాలలోపు వయస్సు పిల్లలకు మాత్రమే దీనిని పరిమితం చేసుకోవలసి వచ్చింది. తృతీయపంచవర్ష ప్రణాళిక కాలంలో ఇంతవరకు దీనిని చక్కగా అమలుపరచ గలిగితే, ఆ తరువాత దీని విస్తరణ కార్యక్రమం ఏమంత కష్టంగా ఉండబోదు.

ఉచిత, నిర్బంధ విద్యావిధానం సర్వత్రా అమలుజరగాలంటే, పాఠశాలలతోపాటు ఉపాధ్యాయుల సంఖ్యకూడా విస్తారంగా వృద్ధికావలసిఉంటుంది. తృతీయ పంచవర్ష ప్రణాళికలో మన రాష్ట్రానికి 28 వేల ఉపాధ్యాయులు అదనంగా కావలసి ఉంటారని విద్యామంత్రి వ్రాశ్చారు. ఇంతమందికి శిక్షణా శాలలు ఒకప్రక్క కల్పిస్తూ, వేరొకవంక వీరి జీతాలన్నా తగినంతగా పెంచవలసిన అవసరం ఉన్నది. తగిన యోగ్యతలు కలిగినవారిని ఉపాధ్యాయ వృత్తిలోనికి ఆకర్షించాలంటే, వేతన ప్రమాణాలు పెంచితీరాలన్నది ఎల్లరూ అంగీకరించినదే.

ఇది ఇలావుండగా, నిర్బంధ పద్ధతిని అమలు జరపడంలో కూడా చాలా కష్టమున్నది. ముఖ్యంగా, పేదలైన పాటకపు జనం తమ పిల్లలను బాల్యం నుంచీ పని పాటులకు అలవాటు చేసుకుంటారు. వేణీళ్ళకు చప్పిళ్ల తోడుగా, ఆ పిల్లల అల్పసంపాదన సైతం వదలుకోలేని దుస్థితి వారిది. విద్య విలువ వారికి బొత్తిగా తెలియదు. ఇట్టి సందర్భంలో నిర్బంధంగా పిల్లలను బడికి పంపేటట్టు చెయ్యడం సులభసాధ్యం కాదుగదా.

కనుకనే, ప్రస్తుతం 11 ఏండ్ల లోపు వయస్సు పిల్లలకుమాత్రమే ఇది వర్తింపజెయ్యడం జరుగుతున్నది. తల్లిదండ్రులు 11 ఏండ్ల లోపు వయస్సుగల పిల్లలచే పని పాటులు చేయించడమైనా మానిపించ గలిగితే అక్కడికి కృతార్థులమైనట్లే. మధ్యాహ్న భోజనాది సౌకర్యాలు విరివిగా ఏర్పాటుచేసి ఇట్టివారిని బడులకు ఆకర్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికున్నది.

నిర్బంధంగా ప్రాథమిక విద్యను చెప్పించినంతమాత్రాన పిల్లలకు ఒరిగేదేమిటని శంకించేవారు కొందరుండవచ్చు. కాని, విద్యాభోధంలో తరువాత లేచే అంతస్తుల కన్నిటికీ ఈ ప్రాథమిక విద్యే పునాది అన్నసంగతి మరవరాదు. ఇది లేనిదే అసలు విద్య అనేదే లేదు. తెలివితేటలందరికీ సమానంగా ఉండవి మాట నిజమే. కాని, ఎవరు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకూ చదువుకొనేటట్టు చెయ్యాలనేదే మన లక్ష్యం. దానికి ప్రత్యేక పథకాలు ఎలాగూ ఉండనే ఉంటాయి. నేడు కాకపోతే రేపైనా వాటిని మనం రూపొందించి అమలు జరపక తప్పదు. దేశాభ్యుదయ సాధనలో వాటికెంత ప్రాముఖ్యమో, విస్తృతమైన ఈ పునాదికిసైతం అంతే ప్రాముఖ్యం. ఒక నిర్దిష్ట వయస్సులోపు వ్యక్తులెల్లరికీ సంబంధించినది కావడం చేత అంతకంటె ఎక్కువ ప్రాముఖ్యమే దీనికి ఉన్నదనవచ్చు.

మద్రాసుప్రభుత్వం పై యేటినుంచి తమ రాష్ట్రంలో 11 వ తరగతివరకూ కుల మత జాతి వివక్ష లేకుండా విద్యార్థులెల్లరకూ ఉచిత విద్యా సౌకర్యం కల్పింప నిశ్చయించినట్టు ఇప్పుడే మాకు వార్త అందింది. ఈ ఘనకార్యం సంకల్పించినందుకు ఆ ప్రభుత్వాన్ని ఎంతేని అభినందిస్తున్నాము. అనేక విషయాల్లో మద్రాసురాష్ట్రం తరచు మనకంటె ముందంజ వెయ్యడం జరుగుతూ ఉన్నది. అచిర కాలంలో మనంకూడా ఈ సంస్కరణను ప్రవేశపెట్టగలమనే ఆశిస్తున్నాము. 11వ తరగతి అనేది నిజానికి ప్రతి విద్యార్థీ అందుకోదగిన సామాన్య విద్యాస్థాయి.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో 11 వ తరగతివరకూ విద్యావ్యాపం ఎల్లరకూ సాధ్యంకాదు. అందుకనే, కనీసం 5 వ తరగతి వరకైనా ఎల్లరూ చదువుకునేటట్టు చెయ్యాలని ఆశించబడింది. భావిభారత పౌరులకు ఈ మాత్రపు సంస్కారమైనా కలుగజెయ్యకపోతే, యుక్తవయస్కులందరికీ వోటింగుహక్కు నివ్వడంలోని బాధ్యతను మనం గుర్తించినవాళ్లం కానేరము. ప్రస్తుతం బాల్యదశలో ఉన్న భావి భారత జనతపట్ల మనం నిర్వర్తింపవలసిన కనీస విధి ఇది.

మైసూర్ మంత్రి వర్గ విస్తరణ

శ్రీ జట్టి, శ్రీ నిజలింగప్పల మధ్య ఒప్పందం

బెంగుళూరు, ఫిబ్రవరి 25:— మైసూరు మంత్రివర్గంలో ప్రస్తుతంవున్న పదిమంది సంఖ్యను పదునాలుగుకు పెంచేందుకు జరిగిన నిర్ణయాన్ని నేడు ఇక్కడ ప్రకటించారు.

కొత్తగా ఈక్రిందివారు మంత్రులవుతారు. శ్రీయుతులు హెచ్. కె. వీరన్నగౌడ్, హెచ్. ఎన్. రుద్రప్ప, బి. వైకుంఠబలిగ, ఆర్. వీరేంద్ర పాటిల్, ఈ నలుగురు పూర్వం శ్రీ నిజలింగప్ప మంత్రివర్గంలో పనిచేశారు.

ఈవిషయంలో ఒప్పందం కుదిరిన పిమ్మట, మైసూరు ముఖ్యమంత్రి శ్రీ జట్టి, ప్రదేశ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప ఒక సంయుక్త ప్రకటన చేస్తూ తొమ్మిదిమందిగల ప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని కూడా ప్రకటించారు. అందులో శ్రీయుతులు జట్టి, నిజలింగప్ప, ఏ. అరియప్ప, వి. రామారావు, వి. కృష్ణప్ప, శ్రీ రామరెడ్డి, జి. వి. హళ్లికెరి, శంకరప్ప ఆల్వా, ఆర్. వెంకారెడ్డి గారలు.

శ్రీ జట్టి, శ్రీ నిజలింగప్ప ఎక్స్—ఆఫీషియో సభ్యులుగా ఉంటారు.

పశ్చిమగోదావరి సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ వ్యవహారం

శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ ప్రకటన

విజయవాడ, ఫిబ్రవరి 24:— పశ్చిమ గోదావరిసహకార మార్కెటింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ ఒక ప్రకటన చేస్తూ పశ్చిమ గోదావరి సహకారమార్కెటింగ్ ఫెడరేషన్ కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా, ఫెడరేషన్ డైరెక్టర్ల బోర్డును తిరిగి ఎన్నుకోడానికి ఎన్నికలు జరపడానికి వీలుగా అప్పుడున్న డైరెక్టర్ల బోర్డుకు అధికారమిస్తూ 12. 6. 1960న ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని ఆమోదించడానికి సహకార సంఘాల రిజిస్ట్రార్ పూనుకోగలరని ఈ విషయంలో వెంటనే ఉత్తర్వులు జారీచేయగలరని ఆశిస్తున్నామన్నారు.

వాషింగ్టన్, ఫిబ్రవరి 25:— ప్రెసిడెంట్ కెన్నడీ నిరాయుధీకరణ సమస్యపై తన సలహాదారులతో నిన్న సంప్రదింపులు జరిపారు. మార్చి 21 వ తేదీన జెనీవాలో జరుగనున్న మూడురాజ్యాల అణ్వస్త్ర పరీక్షల నిషేధ చర్చల ముందు అమెరికా అనుసరించవలసిన విధానాన్ని నిర్ణయించడానికి ఈ చర్చలు జరిగాయి.

మద్రాసు రాష్ట్రంలో ఉచిత విద్యా సౌకర్యాలు

—: x :—

స్కూల్‌ఫైనల్ వరకు వర్తింపచేయడానికి నిర్ణయం: రు. 2.85 కోట్లలోటుతో కొత్త బడ్జెట్

మద్రాసు, ఫిబ్రవరి 25:— కుల మత వివక్షతలేకుండా, అన్ని వర్గాలకుచెందిన బాలబాలికలకు స్కూల్‌ఫైనల్ వరకు ఉచిత విద్యా సౌకర్యాలను వర్తింప చేయడానికి మద్రాసు ప్రభుత్వం నిశ్చయించింది.

1961–62 వ సంవత్సరం బడ్జెట్ అంచనాలను ప్రవేశపెడుతూ మద్రాసు ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు అసెంబ్లీలోని అన్ని రాజకీయపక్షాల వారు తమ హర్షాన్ని వెలిబుచ్చారు.

ఉచిత విద్యాసౌకర్యాలను కుల మత ప్రాతిపదికపై కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన వారం వరకు వర్తింపచేయాలన్న విధానాన్ని తాము గుర్తించామని ఆర్థికమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం స్పష్టంచేశారు.

మద్రాసురాష్ట్రంలో ఇంతవరకు ఆరువ తరగతి వరకు మాత్రమే ఉచిత విద్యాసౌకర్యాలున్నాయి. ఆ తరువాత మూడవ ఫారమ్ వరకు బీద విద్యార్థులకు, ఆ తరువాత స్కూల్‌ఫైనల్ వరకు షెడ్యూలు కులాల వారికి ఉచిత విద్యా సౌకర్యాలు అమల్లో ఉన్నాయి.

మద్రాసు ప్రభుత్వం నేడు తీసుకొన్న నిర్ణయాన్ని అనుసరించి యికమీదట ఆరువ తరగతి వరకు కాకుండా, స్కూల్‌ఫైనల్ వరకు ఉచిత విద్యాసౌకర్యాలు అందరకు లభిస్తాయి.

1961—62 సంవత్సరం బడ్జెట్‌లో మద్రాసు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు జరపడానికి గాను 58 లక్షల రూపాయలనుకేటాయించింది కూడా.

బడ్జెట్ అంచనాలు

ఆర్థికమంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు అనుసరించి, 1961—62 లో 87.5 కోట్ల రూపాయలు ఆదాయం రాగలదు. అదే కాలంలో 90.35 కోట్లుఖర్చు కాగలదని అంచనా వేశారు. దీనితో రివిన్యూ ఖాతాలో ఏర్పడే లోటు 2.85 కోట్ల రూపాయలు.

అయితే అదనపు పన్నులు ఏవీ ఉండబోవని శ్రీ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

పెట్టుబడి ఖాతా క్రింద 1961—62 లో 18.1 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదు. ఇదే కాలంలోనే ప్రజల నుండి 10 కోట్ల రూపాయల ఋణాన్ని సేకరిస్తారు.

మద్రాసురాష్ట్ర తృతీయ ప్రణాళిక పెట్టుబడి 291 కోట్ల రూపాయల మేరకు ప్లానింగు కమిషన్ నిర్ణయించిందని, అందులో మొదటి సంవత్సరంలో 46 కోట్ల రూపాయలు వరకు ఖర్చు పెట్టవలసి ఉంటుందని శ్రీ సుబ్రహ్మణ్యం వెల్లడిచేశారు. అయితే ఈ మొత్తాన్ని 48 కోట్ల రూపాయలకు బడ్జెటులో పెంచడం జరిగింది.

1960—61 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాలు అనుసరించి 123 లక్షల రూపాయల మిగులు ఏర్పడింది. రాష్ట్రంలో వేతన నిర్ణాయక సంఘం సిఫార్సులను అమలు జరపడానికి అదనంగా నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టవలసినప్పటికీ, 123 లక్షల రూపాయల మేరకు మిగులు ఏర్పడడం ప్రశంసనీయమైన విషయమని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

మద్రాసురాష్ట్రం ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పెట్టుబడి మొత్తం 152 కోట్ల రూపాయల వరకు నిర్ణయించినప్పటికీ, చివరకు 186 కోట్లరూపాయలు ఖర్చుపెట్టడం జరిగిందన్నారు. తృతీయ ప్రణాళికలో యిదేవిధంగా మద్రాసు రాష్ట్రానికి లాభించే అవకాశం గలదన్నారు.

అల్లా సొత్తు తెచ్చిన ముప్పు

(మన విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 25:— ఉద్యోగ అన్వేషణ నిమిత్తం ఇక్కడకు చేరిన ఇబ్రహీం అనే ఒక ముస్లిం యువకుడు ప్రార్థనల అనంతరం నిన్న చిలకల్‌గూడా మసీదులోని మూడు తివాసీలు పట్టుకుని వెళ్ళిపోయాడు.

అతను నగరంలో రోజుకొక మసీదులో మకాం చేస్తున్నాడు. చివరకు పోలీసులు పట్టుకుని ప్రశ్నించగా "ఇదంతా అల్లా సొత్తేగదా" అని సమాధానం చెప్పి తప్పించుకోజూచాడు. కాని, అదెప్పు తప్పలేదు!

జంట నగరాలలో....

(3 వ పేజీ తరువాయి)

బాటసారులకు రాకపోకలకు ఇబ్బందిగా వుంటున్నవని, అండర్ బ్రిడ్జీలుకట్టి ఈ ఇబ్బందులను తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘంచే నియమింపబడిన ఉపసంఘం పరిపాలన, ఆరోగ్య విషయాలపై తీసుకొనదగు చర్యలను గురించి కొన్ని సిఫారసులు చేసింది.

పరిపాలనా దక్షతను పెంపొందించడానికి, డబ్బు దుబారా చేయకుండా తూచినట్లు వాడి జాగ్రత్త పడడానికి ఒక విధానాన్ని అనుసరించాలని, ఉపసంఘం అభిప్రాయ పడింది. పనిలో నైపుణ్యం కనబరిచిన ఉద్యోగులను మాత్రమే పెద్ద ఉద్యోగాలకు ప్రమోట్ చేయాలని, అలాగ వీలు కానప్పుడు, ఆయా ఉద్యోగాలకు తగినవారిని సరాసరి 'రిక్రూట్' చేసుకోవాలని ఉపసంఘం సిఫారసు చేసింది. వికారణం వల్లనో పనిచేయజాలక, లేదా మారుతున్న పరిస్థితులకు ఆనుకూలింపుటూ పని చేయుజాలక ఐచ్ఛికంగా, ఉద్యోగంనుంచి విరమించాలని వాంఛిస్తున్న వ్యక్తులకు వారి ఉద్యోగ కాలాన్ని బట్టి పించను యిచ్చి సదుపాయాలు చేయాలని యిలా అయితే పరిపాలనలో వున్న మందకొడితనం పోగలదని కమిటీ అభిప్రాయ పడింది.

మ్యునిసిపల్ కార్పొరేషన్‌లో అవసరానికి తగ్గటుగా ఉద్యోగులు లేరన్నమాట నిజంకాదని పైపెచ్చు, ఉద్యోగులు ఎక్కువగానే వున్నారని, కమిటీ పేర్కొన్నది. అయితే పని చురుకుగా చక్కగా సాగక పోవడానికి కారణం అర్హతలులేని ఉద్యోగులు ఎక్కువగా వుండడమేనని, మొదటి గ్రేడ్ గుమాస్తాలలో ఇద్దరు మాత్రమే పట్టభద్రులున్నారని, మిగిలిన నలుగురు పట్టభద్రులు కారని అలాగేరెండవ మూడవ గ్రేడుల 273 గురు గుమాస్తాలలో 65గురు మాత్రమే క్వాలిఫైడ్ అని కమిటీ తన నివేదికలో పేర్కొన్నది.

ఇదే విధంగా కమిటీ కొన్ని వివరాలను పేర్కొంటూ ఇకముందు రిక్రూట్ చేసుకొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

స్థానికసంస్థలలో ఆసక్తి పెరగడానికి, ఆయా కాలాల్లో క్రమం తప్పకుండా, ఎన్నికలు జరిపిస్తూ వుండాలని, ప్రజా స్వామిక స్థానిక సంస్థలు బలంగా లేకపోతే రాష్ట్ర జాతీయ ప్రభుత్వాలు దుర్బలమౌతాయని కమిటీ హెచ్చరించింది.

ఆంధ్ర ప్రాంతంలో మున్సిపల్ పన్నులకంటె జంటనగరాల మున్సిపల్‌పన్నులు చాల తక్కువ అవి వీటికైనా సరిగా వసూలు చేయలేక విఫలులౌతున్నారనే పన్నుల వసూలుకు ఆర్థిక స్వామిత చేకూరడానికి కమిటీ కొన్ని సూచనలు చేసింది.

పట్టుగూళ్ల ఉత్పత్తిలో అందెవేసిన చెయ్యి

ములుగు, ఫిబ్రవరి 23:— ములుగు తాలూకాలోని బుద్దారం గ్రామస్థుడు శ్రీ గుర్రాల అంకును 1960 డిసెంబరు నెలలో డబ్బై ఒక్కవెయ్యి టస్సార్ పట్టుగూళ్లను (కకూన్స్) ఉత్పత్తి చేశారని తెలుస్తున్నది.

లులువాబర్గ్‌లో లుముంబా పక్షసేనల ప్రవేశం

—: x :—

ప్రధాన విమానాశ్రయాలను సమితి అదుపులో పెట్టుకోవాలని ఎన్ క్రుమా సూచన

(మిత్రరాజ్యసమితి కార్యాలయం) న్యూయార్క్, ఫిబ్రవరి 24:— లుముంబా అనుకూలురైన కొన్ని వందలమంది కాంగోలీస్ సైనికులు కాసై రాష్ట్రం రాజధాని లులువాబర్గ్‌లో ప్రవేశించినట్లు ఎలిజబెత్‌విల్లీనుంచి బెల్గాన్యూస్ ఏజన్సీ తెలుపుతూ వుంది.

ఇదే సమయంలో ఘనా ప్రెసిడెంట్ క్వామే ఎన్‌క్రుమా సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హేమర్ షెల్డ్‌కు పిన్న ఒక తంతినిస్తూ కాంగోలోని ప్రత్యర్థి వర్గాలకు ఆయుధ సామగ్రి అందకుండా వారించడానికి సమితి బలాలు ప్రధాన విమానాశ్రయాలను కంట్రోల్ చెయ్యాలని పేర్కొన్నారు.

కాంగోలీస్ సైనికులు లుముంబాకు అనుకూలమైన అంటోయిన్ గిజెంగా ప్రభుత్వం రాజధాని స్టాన్లీవిల్లీ నుంచి మోటార్ కాన్వాయ్‌లో లులువాబర్గ్ చేరినవట.

కాసై రాష్ట్రం లోపలికి చాలావరకు లుముంబా అనుకూలురైన సైనికులు చొరబడినట్లు వార్త రావడంతో అక్కడి ఘనా సైనికులకు సంరక్షణలను వారించవలసినదిగా ఉత్తరువు చెయ్యబడింది.

కాసై రాష్ట్రంలో ఘనా సైనికులు సుమారు వెయ్యిమంది వుండవచ్చు. కొందరు లైబీరియన్ సైనికులు కూడా వున్నారు.

లుముంబా అనుకూలురైన సైనిక దళాలు కాసై రాష్ట్రంలోని లోడ్జా నుంచి ఈశాన్యంగా పురోగమిస్తున్నాయి. అయితే ఈ దళం బలమెంతో సరిగా అంచనా వేయడానికి అవకాశం లేకపోయింది.

ఉత్తర కాసై రాష్ట్రంలోనే శ్రీ లుముంబా జన్మించి వున్నందున ఆ రాష్ట్రంలోనే ఆయనకు ప్రాబల్యం ఎక్కువగా వుంది.

హేమర్ షెల్డ్‌కు ఎన్‌క్రుమా తంతి

శ్రీ హేమర్ షెల్డ్‌కు పంపిన తంతిలో ప్రధాన విమానాశ్రయాలను సమితి తన అదుపులో పెట్టుకొవడం వల్లనే యుద్ధం చేస్తున్న పక్షాలకు ఆయుధాల సరఫరా అరికట్ట బడగలదనీ, సమితి బలాలకు విశేషంగా సహాయం లభించగలదనీ ప్రెసిడెంట్ ఎన్‌క్రుమా అన్నారు.

కాంగోలో పూర్తిగా ఆఫ్రికన్ రాజ్యాల సైన్యా అనే అట్టిపెట్టాలన్న సూచనతో పాటు గత వారాంతంలో తాను చేసిన సూచనలతో పాటు యిప్పుడు చేసిన సూచనను చేర్చాలి" అని కూడా ఆయన అన్నారు.

సలహాసంఘం సమావేశం

న్యూయార్క్, ఫిబ్రవరి 24:— కాంగో సలహాసంఘం నేడు సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హేమర్ షెల్డ్‌తో మూడు గంటలపాటు సంప్రతించింది.

"లుముంబా విశ్వవిద్యాలయము"

మాస్కో, ఫిబ్రవరి 25:— మాస్కో సోహార్ద విశ్వవిద్యాలయానికి కాంగో తొలి ప్రధాని ప్యాట్రిస్‌లుముంబా పేరు పెట్టడానికి సోవియెట్ ప్రభుత్వం నిశ్చయించింది. రష్యాలోను, విదేశాల నుండి తమకు అందిన విజ్ఞప్తులను పురస్కరించుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్టు సోవియెట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇకమీదట ఈ విశ్వవిద్యాలయాన్ని 'ప్యాట్రిస్ లుముంబా సోహార్ద విశ్వవిద్యాలయము' అని పిలుస్తారు.

అంతర్యుద్ధ నివారణకు అవసరమైతే బలప్రయోగం చెయ్యాలని సూచిస్తూ భద్రతా సంఘం గత మంగళవారంనాడు తీర్మానించిన పిదప వరసను సలహాసంఘం సమావేశం కావడానికి ఇది మూడోరోజు.

19మంది సభ్యులుగల సలహా సంఘం నేడు సమావేశమైన తర్వాత ప్రకటన ఏదీ వెలువడలేదు. సోమవారంనాడు తిరిగి సమావేశం కావడానికి సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తున్నది.

ఈక్వెటార్ రాష్ట్రంలోని లిస్యాలో ప్రవేశించిన కాంగోలీస్ సైనికులు పెక్కుమంది ప్రజలను కొట్టారని సమితి కార్యాలయం తెలుపుతున్నది.

15మంది రాజకీయ నిర్బంధితులను లుముంబాను చంపినందుకు ప్రతీకారంగా కాల్చివేసినట్లు వ్యాపించిన వార్తలు ఎంతవరకు నిజమన్న కబుర్లకు స్టాన్లీవిల్లీ అధికారులు జవాబివ్వలేదని లియోపోల్డ్‌విల్లీలోని సమితి ప్రతినిధి ఒకరు అన్నారు.

లుముంబా వధకు పోంబీ ఉత్తరువు

హంతకుని ఒప్పుదల

రోమ్, ఫిబ్రవరి 24:— కమ్యూనిస్టు అభిమాన గత "పేస్‌సెరా" ఒక పత్రిక కటాంగా సైన్యం విభాగంలో పాటు పనిచేసిన జర్మన్ సైనికుడు గెర్డ్ ఆర్నెస్ కాట్జను పేర్కొంటూ కటాంగా లుముంబా హత్య షోంబీ ఉత్తరువుపై జరిగిందన్నారు.

ప్రెసిడెంట్ షోంబీ ఉత్తరువుపైనే తాను లుముంబాను కాల్చివేశానని, తన వివాహంలోని సైనికులతో కలిసి తీరువను సిద్ధపెట్టానని ఆర్నెస్ అన్నట్లు ఈ పత్రిక ప్రాసింది.

ఈ వివాహంలోని నలుగురు సైనికులు ఎక్కువగా వంగకులు తెలిపినందుకు ఉరితీయబడినందున తాను రహస్యంగా ఆదుపుండగా వదిలి నాలుగురోజులకు ఎలిజబెత్‌విల్లీ చేరుకొని, సైనికుని ఉడుపులు తగులబెట్టి, మామూలు దుస్తుల ధరించి ఒక బెల్జియంవిమానంలో పారిపోయి వచ్చానని యితడు అన్నాడు.

ఇతడు తన తమ్ముడేళ్ళ ఫ్రెంచి ఫారిన్ లీజియన్‌లోను, వియత్నాంలోను కటాంగ సైన్యంలోను పనిచేశానన్నాడు.

కాంగోలీస్ నేషనల్ బ్యాంకి గవర్నర్

మేజర్ జనరల్ మొబుటూ ఏర్పాటు చేసిన కమిషనర్ల కౌన్సిల్‌తో మొన్నటివరకూ ఆర్థిక శాఖ కమిషనర్‌గా వున్న ఆల్బర్ట్ నదిలీ నేడు కాంగోలీస్ నేషనల్ బ్యాంకికి మొదటి గవర్నర్‌గా నియమించబడ్డారు.

ప్రెసిడెంట్ కసావుబూ ఉత్తరువు ప్రకారం ఏర్పాటైన ఈ బ్యాంకి సమితి కాంగోలీస్ ఉద్యోగులనుంచి బ్యాంకి నిర్వహణాధికారాన్ని తీసికొంటుంది. దీనితో బెల్జియన్ కాంగో సెంట్రల్ బ్యాంకి కార్యకలాపాలు ముగియగలవట.

ఎటికెట్

ఎటికెట్ ఒకటొచ్చిపడింది

మనం తరుచు వింటూవుంటాం — ఆయనకు 'ఎటికెట్' చాల తక్కువ' అనే మాట. ఈమాట ఇంగ్లీషు భాషలో నుంచి బదులు తెచ్చుకొన్నదే! కాని మన సంస్కృతిలో, సభ్యతలో 'సభ్యత' అనే పదానికి ఎంతో అర్థంవుంది.

సభ్యత అనేది జీవితానికి ఎంతో వన్నెతెస్తుంది. మానవత్వానికి విలువైన వలువలు తొడుగుతుంది. ఎటికెట్ కింతస్థానం లేదు. కాని అదికూడా లేనివాళ్లు మనలోకూడా చాలామంది తయారవడంవల్ల దాన్నికూడా మనం స్మరించాల్సిన అవసరం ఏర్పడుతోంది.

మా మల్లినాథ సూరిగా రంటూవుండేవారు— "ఎటికెట్ లేనివాళ్ల నీ సంఘం టిక్కెటు కొని దిక్కులేనిచోటుకి పంపుతుంది' అని. ఆయన గారి మాటలో ఎంతో అర్థంవున్నమాట నిజం. ఈ నాగరిక సంఘం కొన్ని అక్కరలేని అవసరంతో ఎటికెట్లు ఏర్పరిచింది. అంతే మన సంఘంలో ఎటికెట్లు లేవనికాదు ... అర్థంలేనివి క్రొత్తగా కొన్ని వచ్చిపడ్డాయి ఈకాలంలో వనేది చెప్పవలసింది.

రైలుపెట్టెలో ఒక వ్యక్తి ప్రయాణిస్తూ సిగరెట్టు కాల్చదలచు కొన్నాడనుకోండి... అతడు ఒకటితీసుకొని ముట్టించడం ఎటికెట్ కాదు. సిగరెట్టు పెట్టితీసి అందరి ముందుగ్గరా పెట్టాలి... విశ్వ సౌభ్రాతృత్వం —సృష్టి రహస్యం తెలిసిన వాళ్లు 'ఎవరిదైతేనేం' అని గబాలున ఒకటి తీసుకొంటారు.

నోటి కందించడం ఎటికెట్

'ఒకళ్ల సొమ్ము చిల్లపెంకుతో సమానం' అనే భావంగల ఏ పూర్వకాలపువాళ్లో "థాంక్సు" అంటారు. అప్పుడుగాని అసలువాడికి సిగరెట్టు ముట్టించే అధికారం రాదు. ఈ ఖర్చు భరించ కలిగినవాడు 'ఎటికెట్' తెలిసినవాడు.

అలాగే కాఫీ త్రాగినా, డింకులు త్రాగినా ప్రక్కవాళ్ల నడిగిగాని తాను తీసుకోవడానికి అర్హతలేదు — అలా అందరికీ కాఫీ చరివేంద్రం పెట్టి — "తృప్తాస్మ తృప్తాస్మ" అనిపించ గలిగినవాడు అభినవశిబి — కాదంటే దధీచి!

అసలు కాఫీహోటళ్లలో కొందరు కలిసి కాఫీ త్రాగడం సంభవిస్తే — అందులో డబ్బులిచ్చిన వాడు — నిజానికి భస్మాసురుని అవతారమే అయినా — త్రాగి తప్పుకొనేవాళ్లకు — దానకర్ణుడుగానే కనిపిస్తాడు.

ఇలాటి ఎటికెట్లు కొన్ని అలవడినాయి నాగరికలో ... అవి ప్రత్యేకించి జేబులో నాలుగు పిచ్చిక లున్నవాళ్లకే దక్కుతాయి. తక్కినవాళ్లు "ఎటికెట్" తెలియని 'బ్రూట్సు' అనిపించుకొంటారు పాపం.

ఇద్దరు కలిసి ఒక రిక్షాలో ఎక్కడికైనా వెడితే దిగగానే "డబ్బులు నేనిస్తానే" అంటే నేనిస్తానే" అని తగవులాడుకోవడంలో ఎటికెట్ వుందంటారు. 'పోని ఇద్దరం వచ్చాంగదా! చెరి సగం ఇద్దాం' అని ఒకడంటే వాడికి ఎటికెట్ తెలియదని అర్థం. సైగా వట్టి 'బ్రూట్' అని కూడా ఒక బిరుదు మోదపెడ్తారు. ఖర్మం వాలక భార్యా భర్తల్లో కూడా ఈ ఎటికెట్లు పాలించ వలసిన అవస్థవట్టింది ఈ కాలంలో.

ఎటికెట్‌కోసం తేవాలి

స్త్రీ ఏది కోరినా కాదనడం ఎటికెట్ కాదంటారు. ఆ వస్తువు కొనిపెట్టే తాహతున్నా లేకపోయినా ఎలాగో అలా ఆకోర్కె తీర్చకలిగి వుండాలి. పోని ఒకరినొకరు తెలుసుకొన్నవ్యక్తులు గదా అని — కాదంటానికి వీల్లేదు.

"మావారిచీర కొనితెచ్చారు. అడగ్గానే బజార్లో తెచ్చిపెట్టారు" అని మరో ఆవిడతో చెప్తుతుందనుకొండి. "ఎలాగైనా మీ వారికి ఎటికెట్ తెలుసునమ్మా — మా ఆయన వున్నాడెందుకు? ఏది అడిగినా "డూప్లే" ముఖం పెడతారు. ఆనకేదైనా కావాలంటే 'క్లుంయు' లాగా విరుచుకుపడతారు.

"చెప్పినమాట వినడమనే ఎటికెట్ కనిపించదాయనలో. అలా వింటుంటే మన మనస్సు "వెల్‌వెట్"లాగా వుండును. ఇంతకీ నా 'వెల్‌వెట్' దాని కింకొకరేం చేస్తారు? — అని విషాదం వెలిగ్రక్కుతుంది.

ఒకాయన ఇలాగే 'ఎటికెట్' పాటించాలని ఉన్న పరికరాలు అమ్ముకొన్నాడు. ఆ తర్వాతకూడా ఆమె అలవాట్లు మారలేదు. డబ్బున్నప్పుడు — కోర్కె తీరుస్తూనే వుండేవాడు. లేనప్పుడు ఆమాట నోటితో చెప్పలేక దానికో గుర్తు పెట్టుకొన్నాడు.

డబ్బుంటే పులి - లేకపోతే పిల్లి

అదేమిటో తెలుసా! 'ఇది కొనుక్కురండి' అని ఆవిడ అనగానే 'పిల్లిలాగా మ్యావ్ మ్యావ్' అంటూ అరవడం ... అది వినగానే ఆవిడకూడా ఆదేపద్ధతి ప్రారంభించడం...

ఇలా వారిద్దరూ పిల్లికూతలు మొదలుపెడుతూ వుండేవారు. అసలు పిల్లలు కిటికీల్లోనుంచి బైటికి పారిపోతూ వుండేవి. కొంతసేపలా అరిచి, అరిచి ఎవరిత్రోవను వారు పోయేవారు.

కొన్నాళ్లు పోయినతర్వాత ఆవిడ అడిగింది — డబ్బు లేనప్పుడు పిల్లికూతలు కూస్తున్నారుసరే, ఉన్నప్పు డేదైనా కూత కుయ్యరాదూ! వా కర్థమవుతుందిగా' అని.

ఆయనగారు "ఉన్నప్పుడు పులిలాగా గాండ్రింపడమే' అన్నాడు. ఆయన గాండ్రింపు మొదలు కాగానే తనకు కావలసిన వస్తే దండకంలాగా అప్పగించి తెప్పించుకొనే దావిడ. ఆ తర్వాత పిల్లికూతలు అక్కరలేకుండానే పోయింది వా రిద్దరిమధ్య....

ఇదంతా ఎందుకొచ్చిన అవస్థ అంటారేమో! 'డబ్బులేదని నోటితో చెప్పడం ఎటికెట్ కాదని అభిప్రాయంవల్ల వచ్చిన తిప్పలే ఇవన్నీ —

సినిమాల్లో మాత్రం ఒక చిక్కొసు....

పురుషులకు ఎటికెట్లు అంటాటంటంలో కూడా కొన్నికొన్ని చిక్కు, మోక్కూకూడా వున్నాయి. పురుషుడు ఏ సినిమాకో వెళ్లదలచుకొన్నా డనుకోండి — భార్యను "పోని నువ్వుపోయి ఆ ఆరణాల్లో కూర్చో" అనడానికి వీల్లేదు. ఇద్దరూ మేడ ఎక్కాల్సిందే — డబ్బు వదిలించుకోవల్సిందే

ఇలా వెంటవేసి తీసుకు వెళ్లడమనే అలవాటు ముదిరిన తర్వాత ... ఆవిడగారికి మంచి దుస్తులు కొనిపెట్టడం ఒకటి అలవాటవుతుంది. మంచి రకం — జరీనేసిన చెప్పులు కొనడం కూడా జరుగుతుంది.

ఆ తర్వాత తనతోపాటు ఆమెక్కూడా రిస్టువాచి కొనిపెట్టడం జరుగుతుంది. ఇంట్లో పిండి రుబ్బుతూ, గిన్నెలు తోముతూ, వారంవారం పిల్లల తలంటికి కుంకుడుకాయలు కొడుతూ ఈ గడియారం మెక్కడ ధరిస్తుంది! ... అది ఒక గూడు సంతరిస్తుంది. 'కీ' వేళకు మాత్రం పిలుస్తుంది. తర్వాత దానికోసం ఆదేదుస్తుంది— కొన్ని ప్రయోజనంలేని జీవితాల్లాగా....

నేట్‌ప్యాన్ స్ట్రిట్‌ప్యాన్ .... వగైరా....

పోతే ఆ గడియారం మెందుకు! అని ప్రశ్నిస్తే ఎటికెట్! బైటికి వెళ్లేటప్పుడు — గేటుప్యాన్, స్ట్రీట్‌ప్యాన్, మార్కెట్‌ప్యాన్, హోటప్యాన్ ల్లాగా ఫ్యాషన వనితలు కొన్నికొన్ని ఆభరణాలు తగిలించుకొని బైలుదేరతారు ... వాటితో 'శోభ', వాటిటోకి రాగానే, ఒక్కొక్కటే పూడదీసి పెట్టెల్లో, గూళ్లల్లో పారేస్తూ వుంటారు. అన్నీ అలంకరించుకొని, కొన్నవాడిముందు ఒక్కసారి నుంచోవడ మనేది మాత్రం జరగదు ... 'నీ మొఖాని కివ్వి చాలవా, అన్నట్లు, ఒక పాత చీరా, అప్పుడెప్పుడో నాటటం మొదలుపెట్టిన మునలివాడి పళ్లలాగా అక్కడక్కడా, కుట్టు ఊడిపోయి ఇకిలిస్తున్న రవిక ... 'తీస్తే ఉసూరు మంటావు' అన్నట్లు పుస్తెలతాడూ ... వీటితోనే భర్తకు సత్యస్వరూపాన్ని నిత్యం ప్రత్యక్షంచేస్తూ వుంటారు.

ఏయ్: నీ టైం ఎంత?

కాని కొంతరు తెలివిగలవాళ్లు, గడియారాల మీదకూడా కొంత సరసం వినురుతూవుంటారు.

"ఏయ్! నీ టైం ఎంత? ..."

"పదిన్నర ..."

"చాలా స్లోగా పోతోందే! ... నీకుమల్లేనే ..."

"నా గడియారం నా మాటవినక మీ మాట వింటుందా! ... అది ఫాస్టుగా పోతే నా పని అయినట్లే! ...."

"ఇద్దరి 'టైం' ఒక్కటి చెయ్యకూడదూ! .."

"ఎలా? వారలేదూ? మీరు పదేళ్లు పెద్ద"

"ఆ టైం కాదు ... గడియారం టైం"—

"ఏమంత ముందు పరుగెత్తకపోతే ... ఏ గడియారమైనా ఒక్కచుట్టు తిరిగేతడా పన్నెండుగంట లయ్యేది ... కొంచెం ఆటూ యిటూ అవుతుంది ..."

"నాకేం, సినిమాలకూ, వాటికీ వెళ్లినప్పుడు వెనకపడతావు ...

"మీ వెనకపడే వస్తాగా! ...."

— ఇలాటి సంభాషణలకు మాత్రం ఆ గడియారాలు పనికివస్తాయి — చాలామంది విషయంలో ...

ఎవరిటైం ఎంతో దేవుడికి తెలియాలి

పిల్లలు బడికివెడుతూ "నాన్నా నీ టైం ఎంత? అమ్మ టైం ఎంత?" అని అడుగుతూ వుంటారు!"—

"ఎవరి టైం ఎంతో ఆ భగవంతుడికి తెలియాలి ... నేనేం చెప్పనురా ... కలిసి కాపురం చేస్తున్నప్పుడే ఎవరి టైం వారిదిగావుంది ... అసలు టైం సంగతి నాకేంతెలుసు బాబూ" అనడంకూడా కద్దు.

మరి గడియారా మెందుకొన్నావయ్యా అంటే "ఎటికెట్‌కోసం ఏంచేస్తాం" అంటారు.

—రావూరు

ఈ పిల్లి కూతలు మొదలుపెట్టగానే-అసలుపిల్లులు పారిపోతూవుండేవి

కెన్నెడీ, మెంజీస్‌ల చర్చలు

కాంగోలో యిటీవల సంభవించిన విషాదకర పరిణామాలను తారుమారుచేసి సమితిని విమర్శించడానికి వాటిని సాధనంగా వినియోగించుకొనడానికి ప్రస్తుతం జరుగుతున్న యత్నాలను ప్రెసిడెంట్ కెన్నెడీ, ఆస్ట్రేలియన్ ప్రధాని శ్రీ రాబర్ట్ మెంజీస్‌లు నేడు నిరసించారు.

ఉభయులు వైట్ హౌస్‌లో రెండు గంటలసేపు సంభాషించారు.

కాంగోకు జాపనీస్ సైనికదళాల

(ఆంధ్ర ప్రభకు ప్రత్యేకం)

టోకియో, ఫిబ్రవరి 24:— జపాన్ ప్రధాని శ్రీ హయాటో ఇకెడా నిన్న పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ జాపనీస్ రాజ్యాంగాన్ని అతిక్రమించ కుండానే కాంగోలో సమితి పోలీస్ చర్యలకు సహాయంగా తన సేనను జపాన్ పంపగలదని, అయితే ప్రస్తుతానికి అట్టి ఉద్దేశం లేదని అన్నారు.

దేశరక్షణ శాసన పరంగా జపాన్ సాయిధ బలాలను ఎక్కడికైనా పంపే అవకాశం లేదని, అయితే రాజ్యాంగం నిషేధించిన ప్రతిపక్షం వాదం మట్టుకు సరియైనది కాదని కూడా శ్రీ ఇకెడా అన్నారు.

పార్వతీపురం, ఫిబ్రవరి 20:— శ్రీ చికటి పరశురామనాయుడు అధ్యక్షతన పార్వతీపురంలో జరిగిన సభలో ఇక్కడ జనవనరు ప్రాజెక్టు సెంకొల్పాలని, జంపావతి రిజర్వాయర్ స్కీము మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేశారు.

పరిపాలన దెబ్బతినే వర్గ రాజకీయాలు

రాష్ట్ర బడ్జెట్ చర్చలో సభ్యుల తీవ్ర విమర్శ

హైదరాబాదు, ఫిబ్రవరి 25:—

రాష్ట్ర బడ్జెట్ అంచనాలపై ఇవాళ శాసనసభలో చర్చ ప్రారంభమయింది. అధికారంలోనున్న కాంగ్రెస్‌పార్టీలో చీలికలు పేర్పడడంతో రాష్ట్రపరిపాలన దుర్బలస్థితికి దిగజారిందని సభ్యులు తీవ్రంగా విమర్శించారు.

కమ్యూనిస్టు ప్రతిపక్ష ఉపనాయకుడు శ్రీ జి. యెల్లమందారెడ్డి బడ్జెట్ అంచనాలపై చర్చను ప్రారంభించారు. ఈ చర్చ అయిదు రోజులపాటు సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ రాజకీయాలు, వర్గరాజకీయాల వల్ల పరిపాలనలో వానాటికి దుర్బలత్వం పెరిగిపోతున్న లక్షణాలు కనుపిస్తున్నాయన్నారు.

శ్రీ యెల్లమందారెడ్డి ఇలా పలుకాడారు:— "ఒకప్రక్క ప్రతిపక్షాన్ని పడగొట్టడానికి అధికారంలో వున్న పార్టీ తన అధికారాన్ని ఉపయోగిస్తున్నది. మరొకవైపున తన వర్గాన్ని బలపరుచుకోడానికి సంస్థలలో ప్రతిపక్షాన్ని అణగద్రొక్కుతున్నది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని ధృవపరుస్తున్నది. గుంటూరు సహకార మార్కెటింగ్ సొసైటీకి నామినేషన్, పశ్చిమగోదావరి జిల్లా సహకార సమాఖ్య వ్యవహారం, ఈ రెండూ ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ప్రభుత్వ వత్తిడితో ఈ అధికారి నామినేషన్ చేశాడని స్పష్టమవుతున్నది."

శ్రీ యల్లమందారెడ్డి ఉదాహరణ లిస్టు తాను చేసిన ఆరోపణలను నిరూపించారు. తెలంగాణా అభివృద్ధిపై జరిగిన వివాదాన్ని గూర్చి, ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని గూర్చి శ్రీ యల్లమందారెడ్డి ప్రస్తావించారు.

తెలంగాణా అభివృద్ధి

వర్గ రాజకీయాలను బలపరచడానికి తెలంగాణా ప్రాంతీయ సంఘం, తెలంగాణా నాయకులు, కతెలంగాణా ఆంధ్రప్రాంతాల మధ్య విభేదాలను లేవదీయడానికి యత్నించడం విషాదకరమన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణా ప్రాంతంలో సంతృప్తికరంగా అభివృద్ధి జరిగిందన్నారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు నిర్ణయించిన లక్ష్యాలు సాధింపబడలేదనీ, తలసరి ఆదాయం పెరగలేదనీ, నిరుద్యోగ సమస్య ఎప్పటి మాదిరిగా ఉందనీ, అవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయనీ, ప్రభుత్వ బంజరు భూములు 40 లక్షల ఎకరాల మేరకు 1.64 లక్షల ఎకరాలు మాత్రమే బీద ప్రజలకు పంచిపెట్టారనీ, సోషలిస్టు సమాజస్థాపన నామమాత్రంగా ఉన్నదనీ, తుంగభద్ర హైలెవెల్ కాలవవని సంతృప్తికరంగా లేదని శ్రీ యల్లమందారెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో పరిశ్రమలు

రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రభుత్వం పెద్దపెద్ద ఆశలు కలుగజేసిందన్నారు. కాని చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమను కూడా ద్వితీయ ప్రణాళికా కాలంలో ప్రభుత్వం స్థాపించలేదని శ్రీ యల్లమందారెడ్డి విమర్శించారు.

ప్రభుత్వరంగంలో కొత్తగూడెంలో ఎరువుల ఫ్యాక్టరీ స్థాపించడం ఇంకా తేలలేదనీ, ప్రయివేటు రంగంలో స్థాపింపబడుతుందనే వార్తను విన్నామనీ ప్రతిపక్ష ఉపనాయకుడు విమర్శించారు.

బొగ్గు, ముడి వస్తువుల కొరతపట్ల శ్రీ యెల్లమందారెడ్డి విచారాన్ని వెలిబుచ్చారు.

మద్యపాన నిషేధం

మద్యపాన నిషేధం అమలుపరచడానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు విషయాన్ని గూర్చి ప్రస్తావిస్తూ బడ్జెట్‌లో దీనికిగాను రు 32 లక్షలు కేటాయించారనీ, ఆంధ్రలో కలిగిన అనుభవాన్ని బట్టి చూస్తే నిబంధనలు, ప్రత్యేకశాఖ మద్యనిషేధాన్ని అమలుపరచలేవని స్పష్టపడుతుందని విమర్శించారు. ఈకొత్త శాఖకు కేటాయించిన రు 32 లక్షలు వృథా అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

శ్రీ పల్లిపూడి రాజేశ్వరరావు (కాంగ్రెసు) మాటాడుతూ ఇది చాల సాధారణమైన బడ్జెట్ అనీ, రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ గావించటానికి రెండవ ప్రణాళికలో చర్య లేమీ తీసికొనలేదనీ, రాష్ట్రంలో ఆద్యతనభావిలో ముఖ్యమైన పరిశ్రమలు స్థాపించే సూచనలు ఈ బడ్జెట్‌లో కూడ లేవని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రప్రభుత్వం కొన్ని పరిశ్రమలు స్థాపించవలసిన అవసరాన్ని గురించి రాష్ట్రప్రభుత్వంకేంద్రానికిచెప్పిఒప్పించలేక విఫలమైనదని, పొరుగున గల మద్రాసు రాష్ట్రానికి ఏటా కొన్ని కొత్త పరిశ్రమలు లభిస్తూనే ఉన్నవని కూడ ఆయన అన్నారు.

మంత్రులకు తమపదవులు గట్టిగానున్నవన్న నమ్మకంలేదనీ, వారికి ఎంతసేపటికీ తమ పదవులను కాపాడుకొనటంపైనే శ్రద్ధఉన్నదనీ, కొత్త పరిశ్రమలు స్థాపించటానికి ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులియ్యడానికికూడ వారు సిద్ధంగాలేరనీ, తమ స్నేహితులకు కంట్రాక్టు లియ్యటం గురించి మాత్రమేవారు ఆలోచిస్తుండవచ్చునని కూడా శ్రీ రాజేశ్వరరావు విమర్శించారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా పారిశ్రామికీకరణ గావిస్తుందో, ఎలా పనులు కలిపిస్తుందో వివ్వరూ చెప్పజాలరనికూడ ఆయన అన్నారు.

చర్మకారకపరిశ్రమను, హరిజన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తున్నదని, హరిజనులకు కొన్ని ఉద్యోగాలు ప్రత్యేకించినప్పటికీ వాటిని భర్తీ చేయుటంలేదని, ఎన్ని ప్రత్యేకించు బడ్డా మొత్తంమీద హరిజనులకు నూటికి ఒక్క పోతు ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నవనికూడ ఆయన విమర్శించారు. పరిపాలనాసంస్కరణల సంఘాన్ని శాశ్వతస్థాయీసంఘంగా ఉంచాలని ఆయన సూచించారు.

ప్రస్తుతం సంయుక్త పరిశీలక సంఘం ముందున్న కొలేరుపారిబిల్లు నుండి దేవాలయాల భూములను మినహాయించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను కూడ ఆయన విమర్శించారు.

శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు రాయలసీమవలె, తెలంగాణావలె వెనుకబడిన జిల్లాలనీ, వాటికి అభివృద్ధి బోర్డులు ఏర్పాటుచేయాలని శ్రీ ఎల్. లక్ష్మణదాసు (కాంగ్రెసు) సూచించారు.

కమ్యూనిస్టులు విస్వాత్మకమైన ఖూనంపు రణలు మాత్రమే కోరుతున్నారుకాని ఇతర రకాల ఆస్తులపై గరిష్టపరిమితులు కోరటంలేదని ఆయన విమర్శించారు.

శ్రీ వాగినేని వెంకయ్య (స్వతంత్రపార్టీ) మాట్లాడుతూ ప్రభుత్వం అనేకమైనవకేటాయింపులమీద చాలధనం వృథాచేస్తున్నదనీ, ఈ వృథా వ్యయాన్ని ఆపితే ప్రజలకు ఆ డబ్బుతోనే అన్ని సౌకర్యాలు కలిగించవచ్చునని అన్నారు. ప్రభుత్వవ్యయం మితిమీరి పెరిగిపోతున్నదనీ ఈ వ్యయం ఇంతగా పెరగవలసిన అవసరంలేదనీ. రెండవ ప్రణాళిక తుదిసంవత్సరంలో ప్రభుత్వం రు. 51 కోట్లఖర్చుతోనడిస్తే ప్రస్తుతవ్యయంబడ్జెట్‌లో రు. 87.63 కోట్లుగా అంచనా వేయబడినదని కూడ ఆయన అన్నారు.

ప్రభుత్వం అప్పులద్వారా ఎక్కువవనం తెస్తున్నదనీ, ఇది చాల అవాంఛనీయమనీ, ప్రజల సంపదను హెచ్చించటంకోసం ధనం వ్యయం చేయాలని ప్రభుత్వానికి శ్రద్ధ లేదనీ మంత్రులకు తమ పదవులను నిలుపుకోవటంమీదతప్ప ప్రజల సమస్యలలో ఆసక్తిలేదనీ, సభలో ఒక్క మంత్రి తప్ప మిగిలినవారు లేకపోవటమే దీనికి నిదర్శనమనీ కూడ శ్రీ నాగినేని వెంకయ్య విమర్శించారు.

ఈ సంవత్సరం విద్యుచ్ఛక్తికి రు. 6 కోట్లు కేటాయించారని, అది చాలదని ఆయన అన్నారు.

శ్రీ ప్రగడ కోటయ్య (కాంగ్రెసు) మాటాడుతూ ప్రభుత్వం గ్రామాలను, గ్రామీణ పరిశ్రమలను నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు.

దంపుడు బియ్యం ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరు ఒప్పుకొనేదనీ, దీన్ని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందేకాని ఆ పరిశ్రమను అభివృద్ధిచేయడానికి తగు చర్యలేమీ తీసుకొని వెళ్ళడం లేదనీ ఆయన అన్నారు. ఆ పరిశ్రమను ప్రోత్సహించడానికై ఆస్పత్రులకు, జైళ్ళకు, హాస్టళ్ళకు దంపుడు బియ్యాన్ని సరఫరా చేయవచ్చుననీ దీనిపట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపినట్లయితే 50 లక్షల మంది ప్రజలకు ఉపాధి లభించ గలదనీ, ఆయన సూచించారు.

నూనె గానుగలను కూడా అభివృద్ధి చేయవచ్చుననీ, నూనె మిల్లులకు అధికంగా లైసెన్సులు ఇవ్వడంవల్ల గ్రామీణపరిశ్రమ కేమీ లాభం వుండదని కూడా శ్రీ ప్రగడ కోటయ్య సూచించారు.

కార్మిక సహకారసంఘాలకు పి. డబ్ల్యు. డి. కంట్రాక్టులు ఇవ్వాలని ఆయన వాదించారు. ప్రభుత్వం తాను ఏదైతే ప్రకటించిందో దాని అమలు జరపడం లేదనీ, వాగ్దానాలు, దీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రంతో ఒరిగేదేమీ వుండదనీ, ఇకమీదట ఇటువంటి మోసాన్ని ప్రజలు సహించబోరనీ ఆయన తీవ్రంగా విమర్శించారు.

జాలరుల సహకార సంఘాలకు ప్రభుత్వం సహాయం చేయనందుకు కూడా ఆయన విమర్శించారు. తమ సంఘం స్థాపించుకొనడానికి గానీ, నమోదు చేయించుకొనడానికిగానీ జాలరులు కలెక్టర్లు, డిప్యూటీ రిజిస్ట్రార్‌ల కార్యాలయాల చుట్టూ తిరగవలసివస్తున్నదని ఆయన అన్నారు.

ముఖ్యమైన అన్ని విధయాలపైన ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించి, దాన్ని అలస్యంకాకుండా అమలు జరపాలని శ్రీ కోటయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సుమారు పాతిక లక్షల మంది పనిచేస్తున్న చేనేత పరిశ్రమను రాష్ట్రప్రభుత్వం దాదాపు పూర్తిగా నిర్లక్ష్యంచేసిందనీ, వ్యవసాయం తర్వాత అన్నింటికంటె చేనేత పరిశ్రమ ప్రధానమైనది కాగా ఆర్థికమంత్రి దానిని గురించి ఒక్కపదమైనా పేర్కొనలేదని శ్రీ కోటయ్య విమర్శించారు.

మామూలుగా ఏపథకాన్నిగానీ అమలు జరపడానికి భారత ప్రభుత్వం ఇచ్చే గ్రాంటులకు నూటికి 25 గానీ 50 గానీ వంతులు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేర్చుతుందనీ, అయితే రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు తన పద్దులో ఒక్క పైస కూడా ఇవ్వడానికి సిద్ధంగాలేదనీ ఆయన పేర్కొన్నారు. ప్రజలకు గానీ, పరిశ్రమలకు గానీ తాను సహాయంచేయలేని పరిస్థితిలో వున్నప్పుడు ప్రభుత్వం తన అశక్తతను ప్రకటించడం మేలనీ, అలా అయితే వారు ప్రభుత్వంపై ఆశపెట్టుకోకుండా వేరే ప్రయత్నాలు చేసుకొనడానికి వీలుంటుందని ఆయన సూచించారు.

దారిద్ర్యాన్నీ, నిరుద్యోగాన్నీ పంచవర్ష ప్రణాళికలు నిర్మూలించలేకపోయినవనీ, ప్రజల జీవన ప్రమాణం కూడా ఏమీ పెరగలేదనీ శ్రీ కె. వెంకట సుబ్బయ్య (కాం) విమర్శించారు. వివిధ శాఖలలో ధనం దుర్వినియోగంకావడమే ఇందుకు కారణమనీ, ప్రజల నైతిక ప్రమాణాలను పెంపొందించడానికి కొంత మొత్తం కేటాయించాలనీ ఆయన సూచించారు.

శాసనం ద్వారా జనాభా పెరుగుదలను అరికట్టాలని కూడా ఆయన సూచించారు. మరింత అధిక సంఖ్యలో చిన్న నీటివనరుల ప్రాజెక్టులను అమలు జరపాలనీ, తొగురుపేట ప్రాజెక్టును ప్రారంభించాలనీ ఆయన రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఒరిస్సాలో

(1 వ పేజీ తరువాయి)

ఒరిస్సా పరిస్థితిపై గవర్నర్ పంపిన నివేదికను కేంద్ర మంత్రివర్గం నేడొక ప్రత్యేక సమావేశంలో చర్చించి, రాష్ట్రంలోని పరిపాలనాధికారాలను స్వీకరించవలసిందిగా రాష్ట్రపతికి సలహా నిచ్చింది.

అతరువాత ప్రెసిడెంటు ప్రకటనపై సంతకం చేశారు.

ఈ ప్రకటనను అనుసరించి మొదట 6 నెలలు మాత్రమే ప్రెసిడెంటు పాలనను రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పటికీ, ఒరిస్సా రాష్ట్రంలో ఎన్నికలు జనరల్ ఎన్నికలతోపాటు జరిగేవిధంగా ఈ పాలనను మరొక ఆరునెలలు పొడిగించే అవకాశం కూడా ఉన్నది.

ఉస్మానియావిద్యార్థుల ట్యూషన్ పరీక్షరుసుం పెంపుదల

హైదరాబాదు, ఫిబ్రవరి 25:—

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరంనుంచి ఇప్పటికంటె ఎక్కువ ట్యూషన్‌ఫీజు చెల్లించవలసి వుంటుంది. 1962 పరీక్షలు వ్రాయబోతున్నవారు పరీక్ష రుసుమును కూడా అధికంగా చెల్లించవలసి వుంటుంది.

రుసుములను ఈవిధంగా అధికం చేయడం ద్వారా వచ్చే సంవత్సరం 2.20 లక్షల రూపాయలు అదనపు ఆదాయం లభించగలదని విశ్వవిద్యాలయం ఆశిస్తున్నది.

ఈ అధిక రుసుములను విశ్వవిద్యాలయం సెనేట్ నేడు ఆమోదించింది. సెనేట్ సమావేశానికి వైస్—ఛాన్సలర్ శ్రీ డి.ఎస్. రెడ్డి అధ్యక్షత వహించారు.

49 వేల రూపాయల లోటుతో ప్రతిపాదింపబడిన 1961—62 బడ్జెట్‌ను సెనేట్ ఆమోదించింది.

విశ్వవిద్యాలయాల గ్రాంట్సు కమీషన్ నుంచి, భారత ప్రభుత్వం నుంచి లభించగల గ్రాంటులతో సహా మొత్తం 103.07 లక్షల రూపాయలు ఆదాయంవుంటుందనీ, ఖర్చు 98.88 లక్షల రూపాయలు వుంటుందని అంచనా వేయబడింది.

వచ్చే ఆర్థికసంవత్సరాంతానికి 4 లక్షల రూపాయలలోటు నిల్వపోగా, 1961—62 సంవత్సరానికి నికరంగా 49 వేల రూపాయల లోటు నిల్వవుండగలదని అంచనా వేయబడింది.

గ్రాంట్సుకమిషన్‌నుంచి లభించే సహాయంతోనూ, ప్రభుత్వంఇచ్చే తాత్కాలిక గ్రాంటులతోనూ గత కొద్దిసంవత్సరాలుగా అనేక నూతన అభివృద్ధి పథకాలను విశ్వవిద్యాలయం అమలు జరపవలసివచ్చిందనీ, ఇప్పుడు గ్రాంట్సుకమిషన్ ధనసహాయం ఆపుచేసినప్పటికీ పథకాల అమలును కొనసాగింపవలసివున్నదనీ, అందుచేత బ్లాకు గ్రాంటులను అధికంచేయవలసిందని విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వంతో రాయబారాలు జరుపుతున్నదనీ రాష్ట్రప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి శ్రీ ఎం. ఎ. ఆల్వోస్ ఇడ్జెట్టును సమర్పిస్తూ తెలియజేశారు.

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి, రానున్న ఐదు సంవత్సరాలకు బ్లాకు గ్రాంటును 20 లక్షల రూపాయలను అధికం చేసిందనీ, గత కొద్దిసంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్తున్న వివిధ తాత్కాలిక గ్రాంటులు ఇక ఆపుచేయబడుతాయనీ ఆయన తెలియజేశారు.

ఆయన ఇంకా ఇలా పేర్కొన్నారు: "విశ్వవిద్యాలయఉద్యోగులు ప్రభుత్వోద్యోగులు కానందున — వేతన ప్రమాణాలను అమలు జరపడానికి అదనంగా అయ్యే ఖర్చుకోరకై విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా ఎట్టిగ్రాంటును ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఇందుకోరకై భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి సహాయం చేయడంలేదు.

ఇతర విశ్వవిద్యాలయాలతో సమానంగా ట్యూషన్‌ఫీజును, పరీక్షల రుసుమును అధికం చేయడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకొనేందుకు, ఖర్చును బాగా తగ్గించుకొనేందుకు తగుచర్యలు తీసుకోవలసినే విశ్వవిద్యాలయానికి ఎట్టి సహాయం గానీ చేసేవిషయం ఆలోచించవచ్చునని ప్రభుత్వం ఆసేకపర్యాయాలు సూచించింది. గత మూడు సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం ఖర్చును తగ్గించడానికి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది. ఇప్పుడిక ట్యూషన్‌ఫీజును, పరీక్ష రుసుమును అధికం చేయకతప్పదు.

రుసుములను అధికం చేసినప్పటికీ ఇతర విశ్వవిద్యాలయాలు వసూలుచేసేదానికంటె ఉస్మానియా విశ్వవిద్యాలయం వసూలుచేసే ఛార్జీలు తక్కువగా వుంటాయి.

పేదవిద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి వీలుగా ఉచితవేతనాలు, బర్సరీలు ఇవ్వడం అన్నది మరి ఏ ఇతర విశ్వవిద్యాలయంలో నూలేదు. ప్రతిభనుబట్టి ఇచ్చే స్కాలర్‌షిప్పులేకాక, ఉస్మానియా విద్యాలయం నూటికి 20 మందికి ఆర్థిక సహాయం చేస్తున్నది. ఈ సహాయాలు ఏమీ లభించనివారు—అర్హులైనవారు ఎవరైనావుంటే వారికి విద్యార్థుల సంక్షేమనిధినుంచి సహాయం లభిస్తుంది.

ఇప్పటికే చేరివున్న విద్యార్థులకు ఇప్పుడు అమలుపరిచే అధిక రుసుములు వర్తించవు. క్రొత్తగా ప్రవేశించేవారికి మాత్రమే వర్తించుతాయి.

ప్రీ—ప్రొఫెషనల్ మెడికల్‌కోర్సు విషయంలో రుసుమును రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలు వసూలుచేస్తున్న రుసుములతో సమానంగా ప్రభుత్వం ఇంతకుముందే పెంచింది."

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని రుసుములను దృష్టిలో వుంచుకొని ఈ రుసుములను సవరించడం జరిగిందని కొత్త రుసుముల వివరాలను తెలిపే ప్రకటన పేర్కొన్నది.

ట్యూషన్ ఫీజులలో పెరుగుదల 5 రూపాయల నుంచి 30 రూపాయలవరకు వివిధ విధాలుగా వున్నది. పరీక్షల రుసుములలో పెరుగుదల 5 రూపాయల నుంచి 50 రూపాయలవరకు ఆయా కోర్సుల ననుసరించి వివిధవిధాలుగా వున్నది.

డాక్టర్ వి. ఎస్. కృష్ణ, నిజామియా పరిశోధనాలయం డైరెక్టర్ డాక్టర్ ఎ. కె. దాస్‌ల మృతికి సంతాపచిహ్నంగా అంతకుముందు సెనేట్ రెండు నిమిషాల మౌనం పాటించింది.

నెహ్రూకు కృశ్చేవ్ లేఖ

[1 వ పేజీ తరువాయి]

ప్రముఖస్థానాన్ని ఆక్రమించి వుండడం సరియైనది కాదు.

"మా అభిప్రాయాలను దాపరికం లేకుండా మీకు వివరిస్తున్నాను. ఎందువల్లనంటే, సోవియెట్ ప్రభుత్వం తన అభిప్రాయాలకు గట్టిగా కట్టుబడి వుండదలచిందని మీరు తెలుసుకొనగోరుతున్నాను" అని శ్రీ కృశ్చేవ్ తన లేఖలో శ్రీ నెహ్రూకు తెలియజేశారు.

లుముంబా హత్యను విచారించడానికిగాను ఒక సంఘాన్ని ఏర్పాటుచేయుడంవల్ల ప్రయోజనమేమీ వుండబోదని ఆయన అన్నారు.

'లుముంబా హంతకులను శిక్షించడం జరగకుండా వుండడానికిగాను సుదీర్ఘ విచారణలు జరిపించాల'ని వలసతత్వవాదులు కోరుతున్నారు.

విశాఖపట్నం ఎరువుల ఫ్యాక్టరీ లైసెన్సు

ఆంధ్రేతరులకు మంజూరు కావటంపై శాసనసభలో సభ్యుల ఆక్షేపణ

(మా విలేఖరి) హైదరాబాదు, ఫిబ్రవరి 25:—

విశాఖపట్నంలో ఎరువుల ఫ్యాక్టరీ స్థాపించటానికి స్థానికులకుకాక మద్రాసులోని ఒక సంస్థకు లైసెన్సు ఇయ్యటానికి భారతప్రభుత్వం నిర్ణయించినట్లు వెలువడినవార్తపై నేడు రాష్ట్ర శాసనసభలో ప్రస్తావన వచ్చింది.

ప్రశ్నోత్తరాలు పూర్తికాగానే స్వతంత్ర సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య మద్రాసులోని ప్యారీ కంపెనీకి లైసెన్సు మంజూరైనట్లు నేటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పడిన వార్తను పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పార్టీకి ఈ లైసెన్సు ఇయ్యవలసిందిగా రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేసినదనీ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పారిశ్రామికంగా వెనుకబడి ఉన్నదనీ, స్థానిక పారిశ్రామికులకు 'ప్రోత్సాహం, ఈయనిదే పారిశ్రామికాభివృద్ధికి భవిష్యత్తు లేదని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు.

ఆంధ్రేతరులకు లైసెన్సు మంజూరైనదన్న వార్త బాధకల్గిస్తున్నదని ఆయన అన్నారు.

దీనివిషయమై వాస్తవ పరిస్థితి తెలుపవలసిందిగా ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.

విశాఖపట్నం ఎరువుల ఫ్యాక్టరీ స్థాపనకు ఎన్నో భారతీయ కంపెనీలు సిద్ధంగా ఉండగా కేంద్రప్రభుత్వం ఒక బ్రిటిష్ సంస్థకు లైసెన్సు ఎందుకు ఎయ్యవలెనో తనకు అర్థంకావటం లేదని శ్రీ వి. విశ్వేశ్వరరావు (కమ్యూనిస్టు) అన్నారు.

ప్యారీకంపెనీతో గట్టిగా పోటీచేసిన భారతీయ కంపెనీకి (బిర్లా) భారతప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఉండవలసినదని కూడ శ్రీ విశ్వేశ్వరరావు అన్నారు.

ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి కలిగించుకొని ముఖ్యమంత్రి సభలో లేరని అన్నారు.

ముఖ్యమంత్రి సభలోఉన్నప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చునని సభాధ్యక్షస్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ శ్రీమతి సదాలక్ష్మి చెప్పారు.

ముఖ్యమంత్రి నగరంలో ఉన్నప్పుడు సభకు హాజరుకావటం మంచిదికాదా? అని కూడ ఆమె పేర్కొన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు

గత జూలై నెలలో జరిగిన కేంద్ర ప్రభుత్వోద్యోగుల సమ్మె సందర్భంగా హైదరాబాదులో ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయినారని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య నేడు శాసనసభలో శ్రీ జి. యల్లమందారెడ్డి శ్రీ ఎస్. వాగిరెడ్డి (కమ్యూనిస్టులు) అడిగినప్రశ్నకు జవాబు చెప్తూ అన్నారు. ముఖ్యమంత్రి తన సమాధానంలో ఆ ముగ్గురిపైనా కేసులు దాఖలు చేయబడినవన్నారు. కేసులు ఏపరిస్థితిలో వున్నాయని సభ్యులు ప్రశ్నించగా ముఖ్యమంత్రి జవాబు చెప్తూ ఇద్దరిని విడుదల చేశారనీ ఇంకా మరొకరి కేసు విచారణలో వుందనీ అన్నారు.

ప్రజాస్వామ్య వికేంద్రీకరణతీర్మానం

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణపై రాజ్యాంగానికి సవరణ సూచిస్తూ శాసనసభ చర్చించిన అనధికార తీర్మానం యొక్క యావత్తు కార్యక్రమాన్ని వివరంగా కేంద్రానికి పంపామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పై వివరాలన్నింటిని చూసినట్లుగా తెలియపరిచిందన్నారు.

భద్రాచలం తాలూకాలో వంతెనలు

వ్యవసాయమంత్రి శ్రీ నూకల రామచంద్రారెడ్డి పల్లికోపరుప్పశాఖమంత్రి పక్షాన మహ్మద్ తహసీలు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ 74 లక్షల రూపాయల ఖర్చుతో భద్రాచలం, వెంకటాపురాలవద్ద గల చిన్న యేరులకు హైవేస్ శాఖ రోడ్లమీద వంతెనలు నిర్మించే పథకాలను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈపథకాలు తృతీయ ప్రణాళికా ప్రారంభంలో ప్రారంభింపబడగలవని మంత్రి అన్నారు.

తిరుపతి - మద్రాసు బస్సులు

శ్రీ పి. గోపాలరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు రవాణామంత్రి తరఫున మాట్లాడుతూ ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి తిరుపతినుంచి, ఆర్కోణం, కాళహస్తి, మద్రాసు నగరాలపైన ...

స్త్రీలు అబలలా?

పారిస్, ఫిబ్రవరి 25:—

అల్జీరియా తిరుగుబాటుదారులకు సహాయపడ్డారనే ఆరోపణతో, జైలు శిక్షననుభవిస్తున్న ఆరుగురు మహిళలు, జైలు గోడలను రంపంతో కోసివేసి, గోడలుదూకి, జైలునుంచి తప్పించుకు పారిపోయారు. స్త్రీలు అబలలంగా, కారాగారంనుంచి తప్పించుకుపోగలగడం ఫ్రాన్స్ చరిత్రలో అరుదు.

విజయవాడ గుంటూరులకు ప్రత్యేక తంతితపాలా డివిజన్

ఆలోచనలో కలదని డైరెక్టర్ జనరల్ వెల్లడి

విజయవాడ, ఫిబ్రవరి 25:—

విజయవాడ గాంధీనగరంలో ఏర్పాటైన తంతి, తపాలా కార్యాలయం భవనం ప్రారంభించినప్పుడు పోస్టు, టెలిగ్రాఫ్‌ల డైరెక్టర్ జనరల్ శ్రీ ఎ. వెంకటేశ్వరన్ ప్రసంగించారు.

గాంధీనగరం తంతి తపాలా కార్యాలయానికి అదనపు విస్తరణవసతులు ఇంకా కొన్ని కావాలనే ఆయన అన్నారు. విజయవాడలో ఆదాయం రాను రాను పెరుగుతున్నా సిబ్బందికి సౌకర్యాలు మాత్రం సంతృప్తికరంగా లేవన్నారు. క్వార్టర్సు లేకపోవడంవల్ల సిబ్బంది పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాంధీనగర్ ఆవరణలో ప్రభుత్వ స్థలాన్ని ఉపయోగించడం మంచిదన్నారు.

అయిదు లక్షల రూపాయల ఖర్చుతో టెలిఫోన్ ఎక్స్ఛేంజిని నిర్మించబోతున్నామనీ ఇప్పుడు అక్కడ ఉన్న రద్దీ తొలగిపోగలదని ఆయన అన్నారు. ఆ తరువాత బస్టాండు, ఐడెంబహాం, సూర్యారావుపేటల్లో గల పోస్టాఫీసులకు క్రొత్త భవనాలు నిర్మింపబడగలవన్నారు. ఈ మూడు భవనాలు ఒక ఏడాదిలో తయారు కాగలవన్నారు. ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్ఛేంజి ఏర్పాటుకు మరో ఏడు పట్టవచ్చునన్నారు. శ్రీ వెంకటేశ్వరన్ గుంటూరు, విజయవాడలు ముఖ్య కేంద్రాలుగా పోస్టలు, టెలిగ్రాఫ్ డివిజన్ల ఏర్పాటు చేసేవిషయం ఆలోచనలో వుందన్నారు. హైదరాబాదుకు సరాసరి విజయవాడనుంచి ఒక ట్రంకులైనును కొద్దికాలంలోనే ఏర్పాటు చేస్తున్నామనీ, పూర్తి సౌకర్యాలకు పని ప్రారంభింపబడగలదని అన్నారు.

శ్రీ మాణెటి పున్నయ్య నిర్యాణం

గుంటూరు, ఫిబ్రవరి 25:—

స్థానిక ప్రముఖ పొగాకు వ్యాపారస్థులు శ్రీ మాణెటి పున్నయ్య (51) ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం స్వర్గస్థులైనారు. వారికి తల్లి, భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు గలరు.

వివాహం

విజయవాడ, ఫిబ్రవరి 24:—

డాక్టరు తెన్నేటి వెంకటశేషాచలపతిరావుగారి సోదరుని కుమారుడు చి. ఉపేంద్రశర్మకూ, శ్రీ పులిపాక వెంకటేశ్వరరావుగారి కుమార్తె చి. సౌ. జ్ఞానప్రసూనాంబకూ నేడు ఉదయం ఇక్కడ అతి వైభవంగా వివాహం జరిగింది.

సమితికి లియోపాల్డ్‌విల్లి ప్రభుత్వం హెచ్చరిక

కాసై రాష్ట్రాన్నుంచి "తిరుగుబాటు" సేనలను ఆరుగంటలలో తొలగించాలట

(ఆంధ్రప్రభ ప్రత్యేకవిలేఖరి) లియోపాల్డ్‌విల్లి, ఫిబ్రవరి 25:—

లులువాబర్గునుంచి ఆరుగంటలలో స్టాన్లీవిల్లి "తిరుగుబాటు" సైన్యాలను తొలగించవలసిందని మిత్రరాజ్యసమితికి లియోపాల్డ్ విల్లీలోని ప్రధాని జోసెఫ్ ఇలియో ప్రభుత్వం గడువుపెట్టింది. సమితి చర్యతీసుకోనిపక్షంలో ఆ పని తానే చేస్తాననికూడా హెచ్చరించింది.

కాసై రాష్ట్ర రాజధాని అయిన లులువాబర్గ్‌లో తిరుగుబాటు సైనికులు ప్రవేశించి ప్రభుత్వానికి తెలిసిందని సమాచారమంత్రి శ్రీ జాన్ బోలికాన్గో అన్నారు.

ఇలియో ప్రభుత్వం పెట్టిన గడువు నేటి సాయంత్రంతో ముగుస్తుంది.

ఓరియంటేల్ రాష్ట్రంనుంచి సుమారు 300 మంది లుముంబావక్ష సైనికులు లులువాబర్గు వచ్చినట్లున్నారని, స్థానిక సైన్యాలు ఏమీ ప్రతిఘటనకు పూనుకోలేదని సమితి ఇవాళ ప్రకటించింది. ఈ సైన్యం ప్రెసిడెంట్ కసావుబూపట్ల భక్తివిశ్వాసాలు కలదనివాలాకాలంగా భావిస్తున్నారు.

సమితిప్రతినిధి ఇలా అన్నారు: "ప్రతిఘటన ఏమీ లేకపోయిన కారణంగా సమితి సైన్యాలు జోక్యం కలిగించుకొనలేదు. సంపూర్ణ జమ అరికట్టడం సులభం."

ఓరియంటేల్ రాష్ట్ర సైన్యాలను కాసై రాష్ట్రదళాలు కూడా ప్రతిఘటించలేదని ఆయన అన్నారు.

లులువాబర్గ్ పట్టణం లియోపాల్డ్‌విల్లికి సుమారు 500 మైళ్లదూరాన వున్నది.

లులువాబర్గ్‌కు లుముంబావక్ష సైన్యాలు వచ్చినవని వినినప్పుడు లియోపాల్డ్‌విల్లిలోని రాజకీయవర్గాలవారు భయాందోళనలు ప్రకటించారు. ఈ పురోగమనం రాజధానికి జరగవచ్చునని వారన్నారు.

లులువాబర్గ్‌లోని స్థానిక సేనాని కల్నల్ జోకో నిష్పను సమితి రక్షణ కోరాడు.

శ్రీ దయాళ్ మంతనాలు

లియోపాల్డ్‌విల్లి ప్రభుత్వపు హెచ్చరిక విషయమై కాంగోలో సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వర్ దయాళ్ శ్రీ బోలికాంగోతో వెంటనే సంప్రతింపులు ప్రారంభించారు.

కాంగో అంతరంగిక వ్యవహారాలలో మిత్రరాజ్య సమితి జోక్యం కలిగించుకోరాదని చాలా కాలంగా పట్టుపడుతూవచ్చిన ఇలియో ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యక్ష జోక్యం కలిగించుకోవలసిందని కోరుతున్నట్లు కనుపిస్తున్నదని పరిశీలకులు అన్నారు.

తాజా వార్తలు

ప్రస్సెల్సు, ఫిబ్రవరి 25:—

యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌తో దౌత్యసంబంధాలను బెల్జియం తెగతెంపులు చేసుకొన్నట్లు బెల్జియం విదేశాంగశాఖ ప్రకటించింది.

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 25:—

మిత్రరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ను తొలగించే ప్రయత్నంలో అనేక బలవంతపెట్టిందిగా సోవియట్ రష్యా భారతదేశాన్ని కోరింది. ఆ విషయం విడుదల చేయగానే మిత్రరాజ్యసమితిలోని భారత ప్రతినిధి శ్రీ సి. యస్. ఝా ఈరోజు ఉదయం సమితి సెక్రటరీ జనరల్ శ్రీ డాగ్ హామర్‌షెల్డ్‌ను కలుసుకున్నారు.

తేజపూర్, ఫిబ్రవరి 25:—

ఒక అంగిని...మీయులు నేడు తేజపూర్‌లోని భూకంపం సంభవించింది. ఈ సమయంలో ఒక పెద్ద శబ్దం వినవచ్చింది. ఎక్కడో ఓ చోట భూమి చిన్నాభిన్నమైపోయి ఉండవచ్చునని భావించ ఆచారాన్ని. ఇంతవరకు ఈ భూకంపం వలన కలిగిన నష్టంవిషయమై ఏమీ తెలియ రాలేదు.

కరాచీ, ఫిబ్రవరి 25:—

ఇవాళ ఇక్కడ భారత రాయబార కార్యాలయంపై ప్రదర్శకులు జరిపినదాడిలో పాకిస్తాన్‌లోని తాత్కాలిక హైకమిషనర్ శ్రీ పి. సి. త్రివేది కూడా గాయపడ్డారు.

దాడి జరగటం పూర్తి అయ్యాక తరువాత పోలీసులు రాయబార కార్యాలయానికి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. దాడి సందర్భంలో వారెలాంటి చర్య తీసుకోలేదు.

ఈ సంఘటన అనంతరం భారత తాత్కాలిక రాయబారి శ్రీ పి. సి. త్రివేది పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ ఇక్రముల్లాను కలుసుకొని ఈ సంఘటనను గురించి తీవ్రనిరసనను తెలియజేశారు.

ప్రదర్శకులు ఒక చితిని పేర్చి దానిపై భారత ప్రధాని నెహ్రూ బొమ్మను తగులబెట్టారు. వారు భారత నాయకత్వాన్ని గూర్చి, ముఖ్యంగా "నెహ్రూ ముస్లింల హంతకుడు" అనీ, "మూకుమ్మడి హత్యలను ప్రోత్సహిస్తున్నా"డనీ కూడా నినాదాలిచ్చారు.

భారత రాయబార కార్యాలయ సంక్షేమ అధికారి శ్రీ పళనివేలుకూడా గాయపడ్డారు.

శ్రీ త్రివేదికి రాళ్ళు విసరటం మూలంగా ఏగిరిన గాజుముక్కలువచ్చి మొఖంపైపడ్డ తగిలి గాయపడినారు.

అమెరికా రాకెట్ ప్రయోగ వైఫల్యం

వాషింగ్టన్, ఫిబ్రవరి 25:—

42.3 కిలోగ్రాముల "ఎక్స్‌ప్లోరర్" రాకెట్ గ్రహ మార్గంలో ప్రవేశపెట్టడానికి అమెరికా నేడు ఉదయం చేసిన ప్రయత్నం విఫలమయిందని జాతీయ వైమానిక రోదసీ యాత్రల నిర్వహణశాఖ ఇవాళ ప్రకటించింది.

జాగీర్ల నిబంధనల సవరణ బిల్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—

1359వ ఫసలీ (తెలంగాణా) జాగీర్ల (పరిహారం చెల్లించే) క్రమబద్ధంచేసే నిబంధనల సవరణ బిల్లు పెద్ద చర్చ లేకుండా నిన్న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.

ఉపముఖ్యమంత్రి శ్రీ కె.వి. రంగారెడ్డి ఈ బిల్లు ప్రవేశపెట్టారు. మాజీ జాగీరుదార్లకు, మిరాశీదార్లకు పరిహారం క్రిందటి సంవత్సరం మార్చి 31 నుంచీ ఇవ్వడానికి ప్రభుత్వం ఉదారభావంతో నిర్ణయించిందనీ, దీనివలన సాలీనారు 2.56 లక్షలు ఖర్చవుతుందనీ శ్రీ రంగారెడ్డి వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు విదేశ మారక ద్రవ్యం కొరత

కేంద్రం అనుసరిస్తున్న విధానం ఫలితంగా కొత్తపరిశ్రమలను మూసివేయవలసివస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రకటన

(ఆంధ్రప్రభ విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 25:—

రెండు సంవత్సరాల క్రిందట వివిధ రాష్ట్రాలకు కేటాయించిన విదేశ మారక ద్రవ్యం మొత్తాల నిష్పత్తిని అనుసరించి తిరిగి అదేవిధంగా విదేశ మారక ద్రవ్యాన్ని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడంవల్ల ఆర్థికాభివృద్ధి విషయంలో కానవస్తున్న ప్రాంతీయ తర తమ భేదాలు యిప్పటివలెనే సమసిపోకుండా ఉండిపోగలవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రకటించింది.

విదేశమారక ద్రవ్యాన్ని కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం తన వెనుకటి పద్ధతిని విడనాడని పక్షంలో రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కుంటుపడగలదని ఆంధ్రప్రభుత్వ ప్రతినిధి హెచ్చరించారు.

విదేశమారక ద్రవ్యం అవసరమున్న పరిశ్రమలలో నూటికి 75 వంతులు 1959 తరువాత నెలకొన్నవేననీ, అలాంటప్పుడు రెండు సంవత్సరాల క్రిందట కేటాయించిన మొత్తాలను అనుసరించి ఈసారికూడా విదేశమారక ద్రవ్యాన్ని కేటాయించిన పక్షంలో, ఈకొత్త పరిశ్రమలను మూసివేయవలసి ఉంటుందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రభుత్వ ప్రతినిధి చేసిన ప్రకటనలోని వివరాలివి:

"1960 అక్టోబరు నుండి 1961 మార్చి వరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు కేటాయించిన విదేశమారక ద్రవ్యం చాల కొద్దిమొత్తం మాత్రమే. ఈ మొత్తం ఎంత స్వల్పమయిన దంటే, విదేశమారకంకోసం దరఖాస్తులను పెట్టు కొన్న పరిశ్రమల అవసరాలలో రెండువంతులను మాత్రమే తీర్చడానికి వీలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని కేంద్రప్రభుత్వం మరికొంత విదేశమారక ద్రవ్యాన్ని కేటాయించింది. అదనంగా కేటాయించిన మొత్తం కలుపుకున్నప్పటికీ రాష్ట్ర పరిశ్రమల అవసరాలలో నూటికి ఆరు వంతులు మాత్రమే తీర్చగలదు."

"కొత్త పరిశ్రమల కంటె పాత పరిశ్రమలకు విదేశమారక ద్రవ్యాన్ని కేటాయించడంలో ప్రాధాన్య మివ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుంది. పరిశ్రమల విషయంలో ఇతర రాష్ట్రాలను అందుకోడానికి ప్రయత్నాలను చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ఈవిధానంవల్ల మేలు జరుగదు."

ఆంధ్రప్రదేశ్‌లో కంటె మద్రాసువంటి నగరాలలో పరిశ్రమలను నెలకొల్పితే, అవసరమైన ముడిపదార్థాలు ఎలాంటి చిక్కులు లేకుండా లభ్యం కాగలవని, రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలను నెలకొల్పినవారు అభిప్రాయ పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్లనే ఈ అభిప్రాయం గలుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వివరించారు.

విజయవాడలో మెహర్‌బాబా జన్మదినోత్సవాలు

విజయవాడ, ఫిబ్రవరి 25:—

శ్రీ మెహర్‌బాబా 67 వ జన్మదినోత్సవాలు నేడు ఇక్కడ వైభవంగా ప్రారంభమయినాయి. ఉదయం ప్రార్థనాదికములతో కార్యక్రమాలు ప్రారంభమయినాయి. విజయవాడ డివిజనురైల్వే సూపరింటెండెంటు శ్రీ టి. యస్. పార్థసారథి ఉత్సవాలను ప్రారంభిస్తూ, ఆధ్యాత్మికచింతనం వైపు ప్రజలదృష్టి మరల్పడానికి మెహర్‌బాబా వంటి వారి కృషి ఎంతైనా అవసరమయిందని అన్నారు.

శ్రీ మాణెటి రామమోహనరావుగారింట్లో గల మెహర్‌సెంటరులో యీజన్మదినోత్సవం నేడు జరిగింది. రంగురంగుల విద్యుద్దీపాలతో కేంద్రాన్ని చక్కగా అలంకరించారు. సాయంత్రం సన్నాయిమేళంతో మెహర్‌బాబా చిత్రాన్ని పురవీధులలో ఊరేగించారు. ప్రతిదినం పదిహేను దినాలపాటు నగరంలో నాలుగువుహాలలో బాబా దివ్యసందేశాన్ని ప్రసారింపచేసే కార్యక్రమాల ఏర్పాట్లు జరిగాయి. ఉపన్యాసాలు, ప్రార్థనలు, ఫిల్ముప్రదర్శన మొదలయినవి ఏర్పాటయినాయి.

జంట నగరాలలో మురికిపేటల నిర్మూలన

అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘం సిఫారసులు

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—

జంటనగరాలలో వున్న మురికి ప్రాంతాలను పరిశుభ్రపరిచి, నగరాల పారిశుధ్యాన్ని కాపాడడానికి ప్రాధాన్య మియ్యాలని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కమిటీ. తన నివేదికలో సిఫారసు చేసింది.

జంట నగరాలలో ప్రస్తుతమున్న మురికి ప్రాంతాలను ఒక ప్రక్క తొలగిస్తూ, యింకొక ప్రక్క అవి మరొక చోట తల ఎత్తకుండా చూడాలని కూడా, ప్రాంతీయ కమిటీ తన నివేదికలో సలహా ఇచ్చింది.

ఇంతవరకు మురికి పేటల నిర్మూలనకు జరుగుతున్న కృషి తాబేటి నడక నడుస్తున్నదని, ఒకప్రక్క వీటిని తొలగిస్తూ వుంటే ఇంకొక ప్రక్క ఇవి తలఎత్తుతున్నవని కాగా వాటి నిర్మూలనకు దీక్షగా కృషిచేయాలని ప్రాంతీయ సంఘం పేర్కొన్నది.

జంటనగరాలలో సుఖ ప్రదంగా జీవించడానికి తగినట్లుగా శ్రద్ధ వహించాలని ప్రథమ ద్వితీయ ప్రణాళికల కాలంలో ఈనగరాలను నిర్లక్ష్యం చేశారని, జనం క్రిక్కిరిసివున్న ప్రాంతాలలో పార్కులు, తోటలు హెచ్చుగా వేయాలని, ఫుట్‌పాత్‌లను బాగుచేసి సరియైన స్థితిలో వుంచడం అత్యవసరమని, నడిచేటప్పుడు జనులు ఫుట్‌పాత్‌ను ఉపయోగించుకునేటట్లు చేయాలని, ప్రాంతీయ సంఘం సూచించింది.

నగరంలో కొన్ని చోట్ల రైల్వే లైనులు,

[మిగతా 2 వ పేజీలో]

పిఠాపురం చైర్మన్ ఎన్నిక తేదీ ప్రకటన

పిఠాపురం, ఫిబ్రవరి 25:—

పిఠాపురం మునిసిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శ్రీ దూళ్ళ అయ్యన్న హైకోర్టులో దాఖలుచేసిన రిట్టుపిటీషను కొట్టివేయుటచే చైర్మన్ ఎన్నిక ఈనెల 28 వ తేదీన ఉదయం 10 గం. లకు జరుపుటకు స్పెషలు ఆఫీసరు నోటీసు చేశారు.

హెచ్చరిక

కొంతమంది అవినీతిపరులు కాలికట్ టైర్ అండ్ కంపెనీ. పుల్ సర్కిల్, సరస్వతీరోడ్డు, విజయవాడ-4 పేరుతో ఆర్డరు పుస్తకాలు అచ్చువేసి, ఆర్డర్లు బుక్‌చేస్తూ, రీబిల్టు టైరులను సప్లయిచేస్తామని చెబుతూ అడ్వాన్సు వసూలుచేస్తున్నారనీ తరువాత వారి జాడ తెలియడంలేదనీ మాకు తెలియవచ్చింది. అసలు అట్టి కంపెనీ లేదనీ, ఒకవేళ ఉన్నా, దానితో మాకేమీ సంబంధంలేదనీ యిందుమూలముగా ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాము.

ట్రేడ్ మార్కు

TYRE TREADS

కాలికట్ టైర్ రిట్రేడింగ్ కంపెనీ

కాలికట్ - బెజవాడ - కడప - మద్రాసు - నాగపూరు

ERNAKULAM

సివిల్ ఏవియేషన్ డిపార్టుమెంటు

హైదరాబాదు ఏర్‌పోర్టుకు ఒక ఆటోమోబైల్ ఫిట్టర్ కావలెను. వేతనం రు.125—3—131—4—155 ఇతర భత్యాలు అనుమతించబడును. అర్హతలు: అవసరము: తన మాతృభాషలో చదువను వ్రాయను తెలిసివుండవలెను. హెవీ వెహికిల్సు డ్రైవింగు లైసెన్సు పొంది వుండవలెను. పేరొందిన ఆటోమోబైల్ రిపేర్ వర్కుషాపులో ఫిట్టరుగాగాని, మెకానిక్కుగాగాని సుమారు మూడు సంవత్సరములు అనుభవము కలిగి ఉండవలెను. వాంఛనీయము: జెంచి ఫిట్టర్సు పని చేయుగలిగి వుండాలి. ఇంగ్లీషు పరిజ్ఞానం పొంది వుండాలి. వయః పరిమితి 21—30 సం. లు. షెడ్యూల్డ్ కులాలకు, జాతులకు 5 సం. వరకు సడలింపు చేయబడును. పేరు, పుట్టినతేదీ, కులము, విద్యాసాంకేతిక అర్హతలు, అనుభవము మొదలైన పూర్తి వివరములు తెలుపుతూ వాటిని రుజువు పరచు అటెస్టెడ్ సర్టిఫికెట్లతో దరఖాస్తులు కంట్రోలర్ ఆఫ్ ఏరోడ్రోమ్సు, మద్రాసు రీజియన్, మద్రాస్ ఎయిర్ పోర్టు, మద్రాసు అడ్రెసుకు, — 15—3—61 లోగా చేరునట్లు పంపుకొనవలెను. తగిన అభ్యర్థులు ఇంటర్‌వ్యూ నిమిత్తం పరీక్ష కొరకు, పై ఆఫీసువద్ద తమ స్వంత ఖర్చులమీద హాజరు కావలెను. షెడ్యూల్డు కులాలకు, జాతులకు మాత్రం రూల్సు ప్రకారం ప్రయాణపు ఖర్చులు యివ్వబడును.

డిపి: 100 (75) 60.

నారసింహ లేహ్యం

బంగారుతో చేరినది. మేహము, నిక్కాక, నిస్సత్తువ వగైరా హరించి బలము రక్తవృద్ధి కలిగించును. 200, డబ్బీ రు. 3—8—0 పోస్టేజి రు. 1—1—0 లు.

పి. సి. వి. అండ్ కంపెనీ ఆయుర్వేద సమాజం, పెరిదేవి (పి. ఒ,) నెల్లూరు జిల్లా.

నేషనల్ గాజులు

కేటలాగు ఉచితము
నేషనల్ గోల్డు కవరింగు కంపెనీ
చిలకలపూడి.

MILLER BANIANS మిల్లర్ హెడ్డెరీస్
'రెండు లేళ్ల' బనియన్లు వాడండి!



ప్రపంచములో నేను ఏ ఒక్కరిని పిచ్చివాండ్లుగా ఉండనివ్వను.

ఒక్కరోజు వైద్యముతో గుణము నిచ్చును పదిరోజుల మందు ఖర్చు రు. 25
మెంటల్ ఆయిల్ రు. 8
రాజవైద్య పండిత మనోహర్‌లాల్ మిశ్ర,
హుస్సేని ఆలమ్ అత్తర్
చౌక్ మైదాన్ ఖాన్, చార్మినార్.
హైదరాబాద్ — ఆంధ్రప్రదేశ్.



Makers:
THE INDIA MACHINERY CO. LTD.
DASSNAGAR-HOWRAH CALCUTTA

సేల్సు అండ్ సర్వీస్
వి. ఏ. ఇ. సి. (హైదరాబాద్) లిమిటెడ్
గన్‌ఫౌండ్రి, హైదరాబాద్ ఏ.పి.

స్థాపితం 1920
రెడ్డి అండ్ కో (రిజిస్టర్డు)
గోపాలపురం తూ.గో.జిల్లా
కుష్ఠు బొల్లి మహావాడ వగైరా చర్మ సుఖ వ్యాధులకు శాస్త్రీయ ప్రత్యేక చికిత్స.
ఆయుర్వేద ఔషధములు లభించును
→ కేటలాగు సలహా ఉచితము

(బ్రాంచీలు: నెల్లూరు — కాకినాడ; సికింద్రాబాద్—3530 కింగ్సువే.)

రేడియో

సోమవారం, ఫిబ్రవరి 27
శక 1882 ఫాల్గుణ 8

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉ: 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని, 7—00 తె. వా. 7—15 ఎస్. కె. రావ్: సరస్వతీ వీణ, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా. 8—15 హిం. వా. 8—30 హిందూస్థానీ సంగీత శిక్షణ: రాగ్‌హమీర్. మ: 12—30 కార్మికుల కార్యక్రమము (విజయవాడనుండి రిలే) 1—00 కె. శాంత, 1—50 తె. వా. 2—00 శాస్త్రీయ సంగీతం, ఉస్తాద్ కరీమ్ ఖాన్, 2—10 ఉ. వా. 2—20 సిస్టర్ పాఠశాలలకు (ఉర్దూ) 2—50 వాతావరణ సూచన, సా: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 హింటీరో కదంబ కార్యక్రమం, 7—00 తె. వా. 7—15 ఉర్దూ ఫీచర్: గీత్, 7—30 శ్రీపాద పినాకపాణి, మారెళ్ల కేశవరావు: వయొలిన్, ఎస్. వి. శర్మ మృదంగం, 9—00 ఆం. వా. 9—15 ఉ.వా. 9—30 ఆంధ్రదేశపు జానపదగేయాలు (విజయవాడనుండి రిలే) 9—50 ధ్వని, సాహిత్య సంచిక (మద్రాస్‌నుండి రిలే) 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉ: 6—30 హైదరాబాద్ ఎ వలె, మ: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 వేణువు: నిలయవిద్వాంసుడు, 2—20 కె. శాంత, 2—50 వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె, సా: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—00 ఆం.వా. 9—15 లలిత సంగీత్, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉ: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని (హైదరాబాద్‌నుండి రిలే) 7—00 తె. వా. 7—15 హైదరాబాద్ ఎ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా. 8—15 హిం. వా. మ: 12—30 కార్మికుల కార్యక్రమము, 'నేను పనివానితో' పరిచయము, చీమకుర్తి రాఘవయ్య, 1—00 పాకాల మునిరత్నం: వయొలిన్, 1—50 తె. వా. 3—30 శ్రోతలు కోరిన పాటలు, 4—15 వాతావరణసూచన, సా: 6—00 స్థానికప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా. 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 సంగీత కచేరీ (హైదరాబాద్ నుండి రిలే) 9—00 ఆం. వా. 9—15 పాకాల మునిరత్నం: వయొలిన్, 9—30 ఆంధ్రదేశపు జానపదగేయాలు, 9—45 ధ్వని, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉ: 6—55 మంగళగానం, 7—15 త. వా. 7—30 ఆర్. లీలామణి, 8—00 మధురగీతం, మ: 1—30 గానమంజరి, 1—40 హిం. వా. 1—50 గీతమంజరి, 2—00 త. వా. సా: 5—30 కె. హరిహర అయ్యర్: వీణ, 7—15 త. వా. 8—00 టి. ఎస్. బాల సుబ్రహ్మణ్యం, 8—30 ఎస్. అన్నపూర్ణ, 9—00 కదంబం, 9—15 అనుతే దంపతి, సాంఘిక రూపకం (హిందీ) 9—30 కోకా సత్యవతి, ఆర్. ఎస్. గోపాలకృష్ణన్, తంజావూర్, ఆర్. నారాయణ స్వామిపిళ్లె, మృదంగం, 10—30 వాతావరణ సూచన, ప్రసారసమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉ: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా. 7—15 వాద్యగోష్ఠి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. మ: 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆం. వా. 1—40 గీతమంజరి, 1—50 తె. వా. 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సా: 5—30 పాశ్చాత్య సంగీతం, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు(ఆంగ్లము)6—00 ఆం. వా. 6—05 మద్రాస్ ఎ వలె, 6—35 ఎస్. ఎస్. నారాయణన్, 7—00 తె. వా. 7—15 సంగీతమాల, 7—30 కీవలూర్ సుబ్రహ్మణ్య అయ్యర్, 7—50 శ్రోతల పరిచయము, 8—00 శ్రోతలు కోరిన పాటలు, 8—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా. 9—15 మా యింట్లో వయోజనులు — నియోజకులు, నాటిక, 9—30 ఆంధ్రదేశపు జానపదగేయాలు, 9—45 ధ్వని, సాహిత్య సంచిక, 10—30 ప్రసార సమాప్తి.

వరంగల్ కాలేజీ అభివృద్ధి సమస్య

డాక్టర్ డి. ఎస్. రెడ్డి వివరణ

వరంగల్, ఫిబ్రవరి 23:— వరంగల్ కాలేజి అభివృద్ధికై యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్, ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి. ఎస్. రెడ్డి నిన్న హనుమకొండలో వరంగల్ ఆర్ట్సు, సైన్సు కాలేజి భవనాలకు శంకుస్థాపన చేస్తూ అన్నారు.

వరంగల్ కాలేజి అభివృద్ధికి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతైనా అవసరమన్నారు. కాలేజి కై [illegible] పెద్ద భవనాన్ని దానం చేసిన శ్రీ [illegible] ను విద్యార్థులు అభినందించారు.

కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ సిరాజుద్దీన్ అహ్మద్ స్వాగతం చెప్పారు. విద్యార్థుల యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. రామారావు పాయింట్ కాకతీయ విద్యార్థుల యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ ఎ. చంద్రరావు, జిల్లా జనరల్ కెప్టెన్ శ్రీ సి. నారాయణరెడ్డి అభినందన సమర్పించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఇ. వెంకట్రామ నర్సయ్య సమావేశంలో మాట్లాడారు. ఆటపోటీలలో గెలుపొందిన వారికి డాక్టర్ డి. ఎస్. రెడ్డి బహుమతులను పంచి పెట్టారు.

శ్రీ టి. ఎ. సుదర్శనం వందన సమర్పణ చేశారు.

శ్రీ వి. వి. నరసింహారావు, శ్రీమతి కరుణారావుల చిత్రాలు

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కళా ప్రదర్శనంలోని కొన్ని చిత్రపటాలు

"నార్వేదేశపు జిప్సీకన్య"
—శ్రీ వి. వి. నరసింహారావు.

పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళల ప్రదర్శనంలో తమ పెయింటింగుకు "సిటీ ఆఫ్ పారిస్" రజత పతకాన్ని పారిస్ మేయర్‌నుండి శ్రీమతి కరుణారావు స్వీకరించినప్పటి చిత్రం

"ఒక పల్లెపడుచు"
—శ్రీ వి. వి. నరసింహారావు.

"కలువలు"
—శ్రీమతి కరుణారావు.

"ఒక ప్రతిమ"
—శ్రీమతి కరుణారావు.

రహదార్ల ప్రక్కనవుండే గుడిసెల తొలగింపు పద్ధతి

: x :

అసెంబ్లీలో వావిలాలగోపాలకృష్ణయ్య విమర్శ

హైదరాబాద్, ఫిబ్రవరి 25:— నగరాలలో రహదార్ల అభివృద్ధి కార్యక్రమానికి అవరోధంగా ఉన్నవనే దృష్ట్యా వీధులప్రక్కన ఉండే గుడిసెలను, బడ్డీకొట్లనూ తొలగించాలనే ఆంధ్రప్రభుత్వ విధానాన్ని శాసనసభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు నిన్న అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఇలా అన్నారు.

"గుంటూరు, విజయవాడ పట్టణాలలో నా స్వానుభవాన్ని పురస్కరించుకుని నేను ఈవిషయం చెబుతున్నాను.

"నిజానికి రాకపోకలకు అవరోధం కల్పించే మేడలూ, మిద్దెలూ కట్టడానికి అనుమతి నిస్తున్నారు. కాని పేదవారు రోడ్ల ప్రక్క పెట్టుకున్న టీ కొట్లనూ, బడ్డీకొట్లనూ తొలగిస్తున్నారు."

రహదార్లప్రక్క బడ్డీకొట్లు టీషాపులూ పెట్టినా పెరిగిపోతున్నవన్నీ అరికట్టడంకోసం, నాటి [illegible] రాష్ట్రాల ప్రభుత్వాలకు అనుమానమే ఉండేవిధంగా ఒక [illegible] చేయాలని కేంద్రానికి సిఫార్సుచేస్తూ వచ్చిన [illegible] మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో చర్చకు రాగా శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు పై అభిప్రాయం వెల్లడించారు.

హోంమంత్రి శ్రీ యం. నరసింగరావుగారు ఈ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెడుతూ, 'జాతీయ రహదార్లపై' (హైవేస్) కేంద్ర ప్రభుత్వానికే అజమాయిషీ ఉన్నదని అన్నారు.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఈ తీర్మానంపై మాట్లాడుతూ రహదార్లసమస్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సమస్యయేనని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలను కేంద్రానికి అప్పగించిరదని అన్నారు.

జాతీయరహదార్లకిరుప్రక్క ఫ్యాక్టరీలు, తదితర భవనాల నిర్మాణం పై అజమాయిషీ కలిగి ఉండాలని కేంద్రప్రభుత్వం వాంఛిస్తున్నట్లు, ఈ విషయంలో ఒకముసాయిదా బిల్లును రాష్ట్రాలకు పంపిపెట్టినట్లు మంత్రి శ్రీ యం. నరసింగరావు చెప్పారు. దేశంలోని రాష్ట్రాలలో కనీసం రెండు రాష్ట్రాలైనా, తమ ఆమోదం తెలిపితే, కేంద్రం ఈ బిల్లునుచట్టంగా చేసే అవకాశంఉన్నదని మంత్రి వివరించారు.

కేంద్రం ఈ బిల్లును చట్టంగాచేస్తే అనేక చిక్కు సమస్యలకు దారితీసినట్లు కాగలదని శ్రీ జి. యల్లమందారెడ్డి అన్నారు. అందుచేత ఈ తీర్మానం వాయిదా వేసేవిషయాన్నిహోం మంత్రి యోచించాలని కూడా శ్రీ జి. యల్లమందారెడ్డి కోరారు.

మంత్రి శ్రీ యం. నరసింగరావు శ్రీ జి. ఎల్లమందారెడ్డికి సమాధానం చెబుతూ, ఈబిల్లువల్ల చిక్కులేవీ ఏర్పడవని, ఇట్టి తీర్మానాన్నే ఒకదానిని శాసనమండలి ఆమోదించి ఉన్నదని వివరించారు. అందుచేత ఈ తీర్మానాన్ని వాయిదా వేయవలసిన అవసరంలేదని ఆయన అన్నారు.

ఈ తీర్మానం విషయంలో రాష్ట్రప్రభుత్వం తాలూకు వివరాలన్నీ తెలుసుకునే హక్కు శాసనసభ్యులకు ఉన్నదా లేదా అన్న విషయాన్ని తేల్చవలసిందిగా శ్రీ జి. ఎల్లమందారెడ్డి స్పీకర్‌ను కోరారు.

స్పీకర్ బాధ్యతలను నిర్వహిస్తున్న శ్రీ పి. రాజగోపాలనాయుడు, అట్టి హక్కు శాసనసభ్యులకు ఉన్నదని రూలింగు ఇచ్చారు.

వ్యవసాయ కూలీల ఆర్థికపరిస్థితులు

పరిశీలించి సలహా యివ్వడానికి కేంద్ర సంఘం ఏర్పాటుకు నిర్ణయం

(ఆంధ్రప్రభ విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25:— వ్యవసాయ కూలీల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వారి ఆర్థిక పరిస్థితి బాగుపరచడానికి తగిన చర్యలు సూచించే నిమిత్తం, ఒక కేంద్ర సలహా సంఘాన్ని ఏర్పాటుచేయడానికి ప్లానింగ్ కమీషను నిర్ణయించింది.

లోక్‌సభలో నిన్న ప్లానింగ్ డిప్యూటీమంత్రి శ్రీ ఎస్. ఎన్. మిశ్రా ఈ విషయాన్ని వెల్లడి చేశారు.

తృతీయ ప్రణాళికా కాలంలో వ్యవసాయ కూలీల పరిస్థితిని బాగుపరచడానికి కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని తలపెట్టబడింది. రాష్ట్ర ప్రణాళికలలో వ్యవసాయ కూలీల నిమిత్తం కేటాయించిన మొత్తాలను అదనంగా కేంద్రం ఎంత యివ్వాలో యింతవరకు నిర్ణయం కాలేదని శ్రీ ఎస్. ఎన్. మిశ్రా అన్నారు.

కేంద్రానికి చేసిన సూచనలన్నిటినీ అసెంబ్లీకి తెలుపవలసిందిగా ప్రతిపక్ష సభ్యులు కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను అసెంబ్లీ తెలుపవలసిన అవసరంలేదని మంత్రి శ్రీ యం. నరసింగరావు అన్నారు.

అసెంబ్లీ ముందుంచబడిన ఏ విషయం

కృశ్చేవ్ న్యూయార్కు ప్రయాణం

మార్చి చివర సంభవమట

లండన్, ఫిబ్రవరి 25:— మార్చినెల చివరప్రాంతంలో సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడానికి సోవియట్ ప్రధాని కృశ్చేవ్ న్యూయార్కుకు ప్రయాణమై పోయే అవకాశం కలదని సోవియట్ అధికార వర్గాలవారు నిన్న ప్రకటించారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో కృశ్చేవ్ హాజరు కాకపోవచ్చని వీరు చెబుతున్నారు.

కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రెసిడెంట్ కెన్నెడీని కలుసుకోవడం కూడ కృశ్చేవ్ ప్రయాణోద్దేశాలలో ఒకటి అని తెలుస్తున్నది.

సమితి సైనికులకు నేపాల్ తోడ్పాటు

హామర్‌షెల్డ్‌కు నేపాల్ లేఖ

ఖాట్మండూ, ఫిబ్రవరి 25:— మిత్రరాజ్య సమితి ఆధీనంలో దాని ఉపయోగార్థం తన సేనలను ఉంచగలనని నేపాల్ ప్రభుత్వం సమితి కార్యదర్శి శ్రీ హామర్ షెల్డుకు నేడు తెలియ చేసింది. కాంగోలో సమితి సైన్యాలకు తోడ్పడడానికై నేపాల్ తన సైనికులను పంపించడానికి సంసిద్ధంగా వున్నదని ఆర్థికమంత్రి శ్రీ సూర్యశేఖర్‌సాహా నేడు విలేఖరులతో అన్నారు.

బీహార్ కౌల్దారీచట్టం

పాట్నా, ఫిబ్రవరి 24:— బీహార్ అసెంబ్లీ నిన్న బీహార్ కౌలుదారీ (సవరణ) బిల్లును కొంతసేపు చర్చించినపిమ్మట ఆమోదించింది.

మద్రాస్‌కు కుమారి అనితాబోస్ రాక

మద్రాసు, ఫిబ్రవరి 24:— సుభాస్‌చంద్రబసు కుమార్తె కుమారి అనితాబోస్ నేటి ఉదయం బొంబాయినుండి ఇక్కడకు వచ్చారు. ఆమె మద్రాసులో రెండు రోజులు ఉంటారు. విమానాశ్రయంలో అనేకు నగరంలోని పెక్కు సాంఘిక సంస్కృతి సంఘాల ప్రతినిధులు స్వాగత మిచ్చారు.

బ్రిటిష్ రాణికి పోప్ సందర్శనం

లండన్, ఫిబ్రవరి 24:— కేథలిక్‌మత పీఠాధిపతి పోప్ జాన్ 23 బ్రిటిష్ రాణి ఎలిజబెత్‌కు, ఆమె భర్త ఎడింబరో ప్రభువుకు మే నెల 5 న దర్శనం యివ్వడానికి అంగీకరించినట్లుగా బకింగ్‌హామ్ పాలెస్‌నుండి ఒక ప్రకటన నేడు వెలువడింది.

దీనిని తమ ప్రయోజనార్థం చదవండి

1961 జనవరి 24 నాడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింది సమాచారాన్ని ప్రకటించింది.

"గృహాలలో ఉపయోగించే పాత్రలు తయారుచేయడానికి చాలావరకు అల్యూమినియాన్ని వాడుతున్నారు. ప్రాథమిక ఉత్పత్తిదారులు తయారుచేసే అల్యూమినియం పాత్రలు సంతృప్తికరమైన నాణ్యం గలవని ఈ పరిశ్రమపై టారిఫ్ కమిషన్ అభిప్రాయపడ్డది. అయితే తుక్కు అల్యూమినియంను సేకరించి కరిగించి, చిన్న పరిశ్రమలవారు ఉత్పత్తి చేసే పాత్రల తయారీలో అల్యూమినియం మిశ్రణం ఏర్పడి, అది ఆరోగ్యానికి భంగం కలిగించవచ్చునని కూడా కమిషన్ సూచించింది."

క్రౌన్ అండ్ సన్ బ్రాండుల పాత్రలను వాడే మా అభిమానులు ఈ సందర్భంలో ఈ క్రింది విషయం గ్రహించ ప్రార్థన—క్రౌన్ అండ్ సన్ బ్రాండుల పాత్రలు స్వచ్ఛమైన కొత్త అల్యూమినియంతోనే తయారవుతున్నవి. మానవుల ఆరోగ్యానికి క్రౌన్ అండ్ సన్ బ్రాండుల అల్యూమినియం పాత్రలు నిరుపద్రవకరమైనవి. భారతదేశంలోని ప్రాథమిక ఉత్పత్తిదారుల నైపుణి శ్రేష్ఠతను అనుభవ విశేషాన్ని ప్రకటించే యశస్సుకు చిహ్నాలే ఈ క్రౌన్ అండ్ సన్ బ్రాండులు. అందువల్ల క్రౌన్ అండ్ సన్ బ్రాండుల పాత్రలనే తాము కొనండి—తుక్కుతోనూ, హీనజాతి ఖనిజంతోనూ చేసిన వేరే ఏ పాత్రలనూ తీసుకొనవద్దని ప్రార్థన.

జీవన్‌లాల్ (1929) లిమిటెడ్

'క్రౌన్' బ్రాండు పాత్రలను ఉత్పత్తిచేసేవారు. అల్యూమినియం పరికరాలన్నిటికీ సరఫరాదారులు

* * *

ది మైసూరు ప్రీమియర్ మెటల్ ఫ్యాక్టరీ

'సన్' బ్రాండ్ అల్యూమినియం, ఇత్తడి, స్టెయిన్‌లెస్‌స్టీల్ పాత్రల ఉత్పత్తిదారులు

జనాభా లెక్కలు

ఫిబ్రవరి 10 — మార్చి 5

జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం వడివడిగా కొనసాగుతోంది. మార్చి 1 వ తేదీ సూర్యోదయ సమయాన ఈ కార్యక్రమం పరిసమాప్తమౌతుంది.

మీరు, మీ కుటుంబం లోని వారు లెక్కింపబడ్డారా?

ఈ జనాభా లెక్కలలో యింటిల్లిపాదీ చేర్పబడేటట్టు తప్పక చూడండి. మార్చి 1, 5 తేదీలమధ్య మరొకసారి ఈ లెక్కలు తీసుకోబడుతాయి.

జనాభా లెక్కల సందర్భంగా వివరిచ్చే సమాచారమంతా అతి రహస్యంగా వుంచబడుతుంది, పూర్తి రక్షణ ఇవ్వబడుతుంది.

భారత ప్రభుత్వ ప్రకటన.

DA 60/728.



అభివృద్ధికి "పై" పెట్టిన పేరు...

మెస్సెంజర్
పి. ఇ. 230
పి. ఇ. 230 బి



పై రేడియోలు సంపన్న గృహాలన్నిటిలో వాడబడుతున్నవి. ఇచట చూపిన రేడియోలో విశిష్టమైన అంచు మెసెంజర్.

నమ్మకానికి దానికి సైప్రింటెడ్ సర్క్యూట్, శక్తివంతమైన లౌడ్‌స్పీకరు అయిదు వేవ్‌బ్యాండ్లు కలవు. కీ బోర్డును నొక్కి వాటి వచ్చును. స్టార్ లైట్ బాగా కనపడును.

PYE
EASTERN ELECTRIC & TRADING CO.
31, Chowringhee Road, Calcutta. 17E, Connaught Place, New Delhi.
2538 Kingsway, Secunderabad
EASTERN RADIO & REFRIGERATION CO.
9, Beaumon Chambers, Medows Street, Fort, Bombay-1.

ఆంధ్రప్రభ వివిధవ్యాసానుబంధం

నాగార్జున కొండకు నా యాత్ర:

ఆంధ్రావనికి 'అన్నపూర్ణ' నాగార్జునసాగర్

[మా ప్రత్యేక విలేఖరి]

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒకే ఒక దశలో సాగించడంకనుక జరిగితే 1966 నాటికి నిర్మాణం పూర్తి అవుతుంది. కాని, ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు దృష్ట్యా, అనుభవం దృష్ట్యాను, ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమం రెండు దశలుగా విభజింపబడింది. ప్రథమదశా పథకం పూర్తి కాగానే 20.60 లక్షల ఎకరాలకు నీటి వసతి లభిస్తుంది.

నౌకాయాన సౌకర్యాలు

నౌకాయానానికికూడా వీలుండే విధంగా కాల్వల నిర్మాణం జరుగుతున్నది. ప్రాజెక్టు నిర్మాణ స్వరూపం యావత్తూ పూర్తి అయిన తరువాత ఏదో ఒక దశలో నౌకాయానాన్ని కూడా ప్రవేశ పెట్టడం జరుగనున్నది.

ప్రజా సౌకర్యాలు

ప్రాజెక్టుకు సంబంధించిన ఆఫీసులు, ఆస్పత్రి, విశ్రాంతిగృహాల నిర్మాణం పూర్తి అయినది. మాచర్లనుంచి సాగర్‌కు రైలుమార్గం నిర్మించబడినది. సాగర్ సందర్శనానికి విచ్చేసే ప్రముఖుల విమానాలు దిగడానికి విమానాశ్రయం కూడా ఏర్పాటు కావించబడినది. ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికుల వసతిసౌకర్యాలకొరకు 'కార్మికవాడ' (లేబర్ కాలనీ) ఏర్పాటు చేయబడినది. శిశు సంక్షేమ కేంద్రాలు, క్రీడాస్థలాలు, క్లబ్బులు నిర్మించబడినవి. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ హోదాగల ఒక ఉద్యోగి కార్మిక సంక్షేమ ఉద్యోగిగా నియమించబడినాడు. ప్రాజెక్టులో ఉద్యోగాల విషయాలను నిర్వహించడానికి ఎంప్లాయ్‌మెంటు ఎక్స్ఛేంజి పనిచేస్తున్నది.

పునరావాసం

సాగర్ నిర్మాణ ఫలితంగా డాముకు ఎడమప్రక్క నల్లగొండ జిల్లాలో 14 గ్రామాలు, కుడిప్రక్క గుంటూరు జిల్లాలో 4 గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉన్నది. ఈ గ్రామాలకు నీటిముంపు ప్రమాదం ఉండడంవల్ల, ఎడమప్రక్కన సుమారు 2,598 కుటుంబాలు, కుడిప్రక్కన 211 కుటుంబాలు నిరాధారాలు కాగలవు. ఈ కుటుంబాలవారికి పునరావాసం ఇవ్వడానికి పునరావాస సౌకర్యాలు కల్పించడానికి, ప్రభుత్వం 120.00 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ కుటుంబాలవారికి పునరావాసం కల్పించే బాధ్యతను కూడా ప్రభుత్వమే స్వీకరించింది. వీరికి పునరావాసం కల్పించే నిమిత్తం, వ్యవసాయానికి యోగ్యమైన అటవీ ప్రదేశాలు ఎంపికొనబడినవి. వాటిపైగల అటవీ నిబంధనలను తొలగించడం కూడా జరిగినది.

గుంటూరు జిల్లాలోని కండ్లగుంట గ్రామం వద్దను, నల్లగొండ జిల్లాలోని ఆదవిదేవరపల్లి గ్రామంవద్దను పునరావాసస్థలం ఏర్పాటు చేయబడినది. నిరాధారకుటుంబాలకు పునరావాసాన్ని కల్పించే విషయంలో ప్రభుత్వం స్థూలంగా కొన్ని సూత్రాలను కూడా రూపొందించింది. 10 ఎకరాలకు తక్కువగా భూమి కలిగిఉన్న కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ మంజూరు పొందడానికి అర్హులైన కుటుంబాలవారు కనీసం అంతక్రితం 3 సంవత్సరాలనుంచైనా వ్యవసాయవృత్తిపై ఆధారపడినవారై ఉండాలి. ప్రతి కుటుంబానికి గృహనిర్మాణార్థం 10 సెంట్ల వరకు నేల ఇవ్వబడుతుంది. కుటుంబంవారిని, పునరావాసం కల్పించబడిన క్రొత్త గ్రామానికి బదిలీ చేయడానికి అవసరమైన రవాణాసౌకర్యాలు కూడా ఉచితంగా ఏర్పాటు కావించబడుతాయి. క్రొత్తగా నిర్మించబడిన గ్రామాలలో, గుళ్ళూ, గోపురాలు, బావులు, చెరువులు వగైరా సౌకర్యాలుకూడా ఏర్పాటు చేయబడగలవు.

ఆయకట్ అభివృద్ధి

నాగార్జునసాగర్ ప్రాజెక్టును ప్రారంభంచేసిన నాటినుంచి, నీటిపారుదల ప్రణాళికకు ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించే విషయానికి ప్రాధాన్యం ఇవ్వబడినది. డాము నిర్మాణంతోపాటు, కాలువల, తదితరఅనుబంధసౌకర్యాల నిర్మాణం కూడా జరిగినప్పుడే నీటివసతిసౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత డామునిర్మాణంతో పాటు కాలువల నిర్మాణము, పొలాలకునీరుగొనిపోయే చిన్నకాలువల నిర్మాణంకూడా చురుకుగా కొనసాగింపబడుతున్నవి.

ఇంజనీరింగు సర్వే కార్యక్రమాలు, భూసార సర్వే కార్యక్రమాలు, ఆయకట్ అభివృద్ధి కార్యక్రమాలు, డామ్‌నిర్మాణానికి అనుగుణంగా సాగించబడుతున్నవి.

ప్రజా సహకారం

సాగర్‌నిర్మాణంలో ప్రజల హృదయగతమైన ఏకీభావాన్ని సాధించే ఉద్దేశంతో, స్థానికంగా ఉండే పనివారు అనేకమందికి నిర్మాణ కృషిలో పాల్గొనే అవకాశం కల్పించబడినది. కుడి ఎడమ కాల్వల త్రవ్వకం పనిని భారత సేవక్ సమాజంవారికి, కార్మిక సహకార నిర్మాణ సంఘాలవారికి అప్పగించడంలోని ప్రధానోద్దేశం కూడా ఇదే. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ఈ పనిని నిర్వహించడానికి భారతసేవక్ సమాజం వారు అంగీకరించారు. ఈ సమాజం వారు కార్మికులకు, విద్యుచ్ఛక్తి, మంచినీరు, శిశువులకు పాలవగైరాలను సరఫరాచేసి ఎంతో ప్రశంసనీయమైన సేవ చేస్తున్నారు.

సాంకేతిక శిక్షణా కేంద్రం

భారీ త్రవ్వకపు పనులకు ఉపయోగించే యంత్రాలను నడిపగల సాంకేతికసిబ్బంది తగినంతగా లేని కారణంగా, భారతప్రభుత్వం అమెరికా సాంకేతిక సహకారసంస్థ సహాయంతో 1956 జూన్ నెలలో ఒక సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని డాము స్థలంవద్ద ఏర్పాటు చేసినది. ఈ శిక్షణా కేంద్రంలో భారీ త్రవ్వకపుయంత్రాలను ఉపయోగించగల ఆపరేటర్లకు, మెకానిక్‌లకు, తదితర నిపుణులకు, శిక్షణ ఇవ్వబడుతున్నది.

'సాగర్' నిర్మాణ ఫలితంగా నూతన నగరం అవతరణ

ఇంతకాలం మానవ స్పర్శకు దూరంగా ఎక్కడో విసిరివేసినట్టుగా ఉన్న ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్ నిర్మాణ ఫలితంగా 'విజయపురి' అను పేరున ఒక మహానగరం రూపొందుతున్నది. ఇక్ష్వాకుల రాజధాని 'విజయపురి' పేరునే ఈ నగరానికి కూడా 1955 డిసెంబర్ 10న ప్రధాని నెహ్రూ నామకరణం కావించారు. ఈనాడు ఇక్కడికి దేశదేశాల యాత్రికులు ప్రతినిత్యం ప్రవాహాలుగా వచ్చి అఖండమైన ఈ డాము నిర్మాణాన్ని సందర్శిస్తున్నారు.

వైద్య, ఆరోగ్య సౌకర్యాలు

3,00,000 రూపాయల ఖర్చుతో ప్రభుత్వం ఒక ఆస్పత్రిని స్థాపించింది. ఈ ఆస్పత్రిలో 2 వార్డులు కలవు. ఒక్కొక్క వార్డులో 20 మంచాలు ఉన్నవి. కలరా, స్ఫోటకము మొదలైన అంటువ్యాధుల నిర్మూలనకు, టైఫాయిడ్ తదితర జ్వరాల నివారణకు, మరి రెండు ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేయబడినవి. సివిల్ సర్జను హోదాగల ఒక ప్రధానవైద్యాధికారి ఈ ఆస్పత్రులను పర్యవేక్షించడానికై నియమింపబడినాడు. 1000 మంది రోగులకు ప్రతినిత్యం ఈ ఆస్పత్రులలో చికిత్స చేయబడుతున్నది.

విద్యాసౌకర్యాలు

ఇప్పుడు డాము నిర్మాణ స్థలంలో (విజయపురి) ఒక హైస్కూలు, 6 ప్రైమరీస్కూళ్ళు ఉన్నవి. డామునిర్మాణ స్థలంలో పని చేయుచున్న ఉద్యోగుల, ఇతర సిబ్బందివారు తమ పిల్లలకై ఒక కిండర్ గార్డెన్ స్కూలును కూడా ఏర్పాటు చేసినారు. పోస్టల్, బ్యాంకింగు, తదితర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడినవి.

ఆటపాటలు

ప్రస్తుతం ఒక సినిమాహాలు ఉన్నది. మరో సినిమాహాలు ఏర్పడే సూచనలున్నవి. వినోదార్థం పార్కులు క్రీడాస్థలాలు నిర్మింపబడినవి.

టూరిస్టులకు సౌకర్యాలు

సెలవు దినాలు గడప దలచినవారిని నాగార్జునసాగరం ప్రకృతిసౌందర్యం ఆకర్షిస్తుంది. సాంకేతిక విద్యార్థులకు విశ్వవిద్యాలయం వంటిది. వ్యవసాయదారులకు యాత్రాస్థలం. కొండలు, లోయలు, పచ్చిక మైదానాలు, గంభీరగర్జతో ప్రవహించే కృష్ణానది, నీవా నేనా అన్నట్లుగా డామునోడతో సంఘర్షించే కృష్ణాతరంగాలు, నంద్రవంక వాగు, ఎత్తిపోతల జలపాతం, నాగార్జున కొండలోయ లోని బౌద్ధ, బ్రాహ్మణ, నాగరికత—ఈ దృశ్యాలు ప్రతి యాత్రికుణ్ణీ తన్మయుణ్ణి చేస్తాయి. ప్రతి నెల 5,000 మంది యాత్రికులు ఈ స్థలాన్ని దర్శించడానికి వస్తున్నారు. సామాన్య పౌరులే కాక, ప్రముఖులు సైతం అనేకులు ఈ స్థలాన్ని దర్శించడానికి వస్తున్నారు. నాగార్జునసాగరం పరిపాలకవర్గం, టూరిస్టులకు అవసరమైన సౌకర్యాలన్నిటినీ ఏర్పాటుచేసినది. టూరిస్టులు బసచేయడానికి మూడు విశ్రాంతి గృహాలు (రెస్ట్ హౌసులు) నిర్మింపబడినవి. 36 గదుల' గల ఈ విశ్రాంతి గృహాలలో అధునాతన సౌకర్యాలన్నీ ఉన్నవి. ప్రతి విశ్రాంతిగృహంలోను భోజన, ఫలహార సౌకర్యములు కూడా ఉన్నవి. టూరిస్టుల సౌకర్యాలను సక్రమంగా ఏర్పాటుచేయడంకోసం ఒక పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నియమింపబడినారు.

ప్రాజెక్టు - ముఖ్యవివరాలు

డామ్ స్థలం — నల్లగొండజిల్లా, మిర్యాలగూడెం తాలూకా, నందికొండ గ్రామానికి 1¼ మైళ్ళ దిగువ భాగాన.

ప్రధాని శంకుస్థాపన చేసినతేదీ 10.12.1955

ప్రాజెక్టు పని ఆరంభం— ఫిబ్రవరి, 1956.

ప్రాజెక్టు పూర్తిగా పరిసమాప్తి కాగల సంవత్సరం:— 1966.

జన్మస్థలంనుంచి డామ్ వరకు కృష్ణానది నిడివి — 600. మైళ్ళు

డామునుంచి సాగరసంగమానికి నిడివి 175 మైళ్ళు

మొత్తం నిడివి — 775 మైళ్ళు

డాము పొడవు

	తుదిదశ అడుగులు
రాతిడాము	— 4780
మట్టి డాము	— 10716
మొత్తం	— 15496

డాము ఎత్తు

	అడుగులు
రాతిడాము	— 404
మట్టి డాము	— 85

డాము వెడల్పు

	అడుగులు
రాతిడాము (పునాదుల నుంచి)	— 287
మట్టి డాము (పునాదుల వద్ద)	— 478
పై భాగాన	— 28

రోజూ పనిచేయు వారి సంఖ్య (పని ఒత్తిడి అత్యున్నతస్థితిలో ఉన్నప్పుడు).

సాంకేతిక నిపుణులు	— 350
పరిపాలన శాఖ	— 450
నిపుణతగల పనివారు.	— 4000
మామూలు పనివారు	— 40000
రిజర్వాయర్ విస్తీర్ణం	— 110 చ.మై.

నీటి ప్రమాణం—91 లక్షల 80 వేల ఎకరపు అడుగులు

రిజర్వాయరు వల్ల నీటమునిగే గ్రామాలు—18

మునకవలన తరలిపోవలసిన వారిసంఖ్య—13227

సాగయ్యే భూమి విస్తీర్ణము

కుడికాల్వ క్రింద — 18 లక్షల 58వేల ఎకరాలు

[మిగతా 6 వ పేజీలో]



సాగర్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్మికులు



కృష్ణానదిపై వంతెన

సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగనాథ దేవాలయం

రచన: శ్రీ కొత్త భావయ్యచౌదరి

ప్రాచీనవైష్ణవదేవాలయములలో తిరుచునాపల్లి దగ్గర కావేరినదియొడ్డున నున్న శ్రీరంగము లోనిరంగనాథదేవాలయమొకటి. ఈ దేవుని తిరువరంగదేవుడనియు, కస్తూరిరంగనాథుడనియు, కావేరి రంగనాథుడనియు గూడ పిల్చుటకలదు. దేవిని శ్రీ రంగనాయకి యందురు. వైష్ణవమత ప్రవక్త రామానుజుడు ప్రసిద్ధికిరాకపూర్వమే యావైష్ణవాలయము మన దేశమునప్రఖ్యాతి ప్రసిద్ధిగాంచి చోళ, పాండ్య, విజయనగర, మధుర మున్నగు రాజులపాలనలో నత్యచ్ఛస్థితికి వచ్చి యిప్పటికిని యున్నది. ఇచటదేవుని దేవాలయమునందు సప్త ప్రాంగణము లున్నవి. ప్రాకారగోడలమీద అసంఖ్యాకమైన దానశాసనాలు కనబడుచున్నవి. వైష్ణవభక్తులగు ఆళ్వారులకు గూడా యా దేవాలయమున తగిన దేవళములు నిర్మింపబడినవి. తిరుపతివెంకటేశ్వరస్వామి యెట్లు ఆంధ్రదేశమున ప్రసిద్ధి జెందుచున్నాడో, అట్లే యీదేవుడును ప్రసిద్ధిగాంచున్నాడు— భారతదేశ పవిత్రయాత్రాస్థలములలోనిదియొకటిగా నున్నది. ఇచటి విశేష

ములారయుదను. ఉత్తమ చోళరాజు (15వరాజ్య పాలన కాలమునాటికే యీదేవళముండెను. నేతిలో కర్పూరమువేసి వెలిగించు దీపదానములకాలములో భక్తులచే చేయబడుచుండెను. ఇవి తర్వాతవారం దరనుసరించుచువచ్చిరి. శ్రీ ధరన్‌కుమారన్ అను మళయాళీతుపుడు దీపదాన మిచ్చెను.

కులోత్తుంగుని కాలములో నాతని మంత్రులలో వానాధిరాజను నతడు దేవునికొక ప్రాకారమును గట్టించెను. అచటనే పూలవనమును యుతరసామంతులు కొందరు ఏర్పాటు గావించిరి. పార్థివేంద్రబ్రహ్మాధిరాజా కాలములో దేవాలయశ్రీ కార్యము కీర్తిగా నుండెను. ఆండాళ్లని ప్రసిద్ధి జెందిన వైష్ణవయోగిని యీదేవాలయమందే నిర్యాణము జెందెను. మూడవ కులోత్తుంగుని కాలములో నామె పేరున (సూడిక్కుదొత్తార్) పూలవనమొకటి వేయబడెను. ఆరవ ప్రాకారములో పడమర ప్రక్కగా నొక దేవళ మామెపేర నిర్మింపబడెను. ఈమె తండ్రి విష్ణుచిత్తుడను నాతడు. 1186 సం. మూడవ కులోత్తుంగుని కాలములో నామె పేరున వేయించిన పూలవనముండినిత్యము దేవునికి పూలమాల నర్పించునట్లు చేయబడెను. ప్రాయశః యీమె బ్రతికి యుండగా నట్లే చేయుచు వచ్చియుండును. ఈ మహారాజు పాలించుచుండగా 20వ పాలన సం.(1199)లో యీ దేవాలయమునకు తిరువానైక దేవాలయమునకు సరిహద్దు గొందరి తగాదాలు రాగా, మహారాజు తీర్మానించెను. గాంగేయరాయ అను నితడు రాజుగారిసామంతుడు దీని నవులుపరచెను. రామానుజ ప్రవక్త 6సం.లు దేవాలయపాలన చేయుచుండెను. పరాశరభట్ట వేదాంత దేశికులు మున్నగువారుగూడా యిచట నుండిరట. మూడవ రాజరాజు పాలించుచుండగా, హొయసల సోమేశ్వరరాజు ప్రధాని శంకరదేవన్నంగల్ అనునాతడు తన కుమారుడగు సింగన దండనాయకుని పేరట దేవునికి 1200 వరాహగద్యాణములను దానమిచ్చెను. వీర సోమేశ్వరుని కుమారుడగు కామదేవరపేరిట నిత్యమొక పూలమాల దేవునికర్పించుటకై 15 గద్యాణము లొసగబడెను. రాజమహేంద్ర తిరువీధిలో బ్రాహ్మణులకు నివాసములు యేర్పరచబడెను. ఇవి చేసినదెవ్వరో తెలియదు— జటావర్మ సుందర పాండ్యుడు ప్రాంతమును పాలించుచుండగా, నితడు దేవాలయ పరిపాలనలో చాలమార్పు నొనరించి దేవాలయమును భద్రపరిచెను. అదివరకుండిన [illegible] మంది సభ్యులస్థానే వివిధ [illegible] ములవారిని పాలకవర్గసభ్యులుగా నియోగించెను, దేవునికనేక వస్తువులను బహూకరించెను. విమానగోపురములను బంగారు పూత వేయించి, పంటయుల్లు యేర్పాటు గావించి, బంగారు వస్తువులు కొన్ని సమర్పించి యింకా కొన్ని రెండవ సెట్టు వస్తువులను చేయించి, పాంకీయొకటి యిచ్చి పేరందెను. అప్పుడు శ్రీ రంగనారాయణ దాసను నతడు దేవాలయ మేనేజరుగా నుండెను. పుదుప్పేట్టైలోని పల్లవ మున్సరాయుల్ పాండ్యరాజు కార్యకర్తగానుండి దీని పనులు జరిపెను.

సుందర పాండ్యుడు కేరళ హొయసల రాజుల వోడించి, యీదేవుని వద్ద తులాభారముదాగి, ఆచటనున్న రామానుజకూటములో వైష్ణవ దేవాలయ విమానమునకు బంగారు నీరూదించె నట! కలియుగరామవీర పాండ్యుడు 6వ ప్రాకారమును కట్టించెను.

మారవర్మకులశేఖర పాండ్యుడు పాలించుచుండగా, 1319లో దేవునిసేవ చేయు బ్రాహ్మణుల కొరకు దేవాలయము చుట్టునొక బ్రాహ్మణాగ్రహారమును 48 మందికి కరుణాణిక్యాల్వన్ అనునాతడేర్పరచెను. వీరు దేవునికి సంధియను సేవ చేయువారు 1317లో వీరప్రతాప కాకతీయరాజు సేనాని దేవరినాయనింగారు దేశము జయించి దేవునికి దానము లిచ్చెను.

విజయనగరరాజుల కాలములో కంపనరాయులు మంత్రి విట్టప్ప. దేవునికి 1373లో నొక దానమిచ్చెను. రెండవవిరూపాక్షరాయులు దేవునికి — 1383 మొదలు 1396 వరకు విమాన, గోపుర మంటప నిర్మాణములు గావించి, పాదిలియను గ్రామమును దానముగానిచ్చెను. దేవరాజును మంత్రియు ముద్దరసయును మంత్రియు 1385 ప్రాంతమున కావేరి వంతెనకట్టుట మొదలైనవి చేసిరి. కొన్ని గోపురములను కూడ దేవరాజు నవవ్వరించెను. అన్నప చౌసప్ప మంత్రి 1396లో సహస్రస్తంభమంటపము గట్టుట కారంభించి శితలేశ్వరుని ప్రతిష్ఠించి, మూలదేవాలయము నకు బంగారు మలాము వేయించి పూజలకేర్పాటు గావించెను.

1405లో దేవరాయలు రాజ్యమునకువచ్చి దిగ్విజయము గావించి వచ్చి యిచట శాసనము వ్రాయించెను. — ఉత్తమనంబి యిచట దేవుని ప్రధానాచార్యుడై యుండి, ముత్యాల గొడుగు, పెద్దకాహళము, భద్రాసనము, 2 దీపములు, లేక దివిటీలు మున్నగు ప్రభుచిహ్నములను బొందెను— నంబులలోని చక్రరాయలు 1415లో గరుడవిగ్రహమును దానికి ఆలయమును నిర్మించెను. తై నెలలో 9 రోజుల పుత్సవమునకు 1409లో వీర భూపతి యేర్పాటు గావించెను. ఇతడు రెండవ బుక్కరాయలకొడుకు—

దేవరాయల కొడుకు విజయరాయలు 1422లో నొక గ్రామమును దేవునికి ధార వోసెను. ఇదిస్వానాపతి ఉత్తమనంబికొసంగెను.

దేవుని రథోత్సవమే టేటజరుపుటకు చౌడప్ప యను ఆధికారి 1443లో రెండు గ్రామములు ఒక యేనుగును, రెండవ దేవరాయల కాలములో నిచ్చెను. 1464లో దక్షిణ కపిలేశ్వరగజపతిహంవీర కుమార గజపతి దేవునికి నూరు గోవులను దీపారాధనకిచ్చెను. 1483 లో తిమ్మయ్య యను నాతడు దేవునికొక దానమిచ్చెను., విరుప్పర నవిట్టన్న 1444లోనొక మంటపమును గట్టించెను.

1506లో తలయారియే కొండల దేవుని కొక పూలవనము, కొబ్బరితోట, కూరగాయలు పండించుటకు కొంత భూమిని దానమిచ్చెను..

1516 లో శ్రీకృష్ణదేవరాయలు దేవుని దర్శించి 5 గ్రామములను దాన మిచ్చెను.— కోబల పెదరామప్ప, చిన రామప్పలను సామంతులు దేవునికి ప్రత్యేక పూజలకై యొక గ్రామదానమిచ్చిగావించిరి. అచ్యుతరాయల కాలములో మరొక మూడు గ్రామములు దేవుని కిచ్చిరి. ఈరీతిగా దేవునికి చాల ఆస్తి యేర్పడెను. అచ్యుతరాయలే దేవునివద్ద రెండు సార్లు తులాభారములు తూగెనట— ఆ ద్రవ్యము యే కార్యములకిచ్చెనో తెలియుటలేదు. 1539లో నీయన దేవునికి కిరీటము కర్ణపత్రములు వేయించెను.

వేంకటపతిరాయల కాలములో 1612 లో రామానుజదాసను భక్తుడు ఎంబెరుమానార్ అను రామానుజుని పేరనొక యుత్సవ మేటేట జరుపుటకై దేవాలయమునకొక దానమొసరించెను. ఈ యుత్సవము చిత్తిరాయి నెలలో జరుగును. 1608 లో సిక్కే వేదవ్యాసభట్టారయ్యకోవిలప్ప దేవునికి తనపేర యుత్సవము జరుపుటకై యొకదానమిచ్చెను.

1634 లో నాగంజను నితడొక మంటపమును కట్టించెను.

చెన్నయుబాలదేవుడను చోళరాజు అచ్యుతరాయుల సామంతుడుగా నుండి, 1535 లో దేవునికొక గ్రామదానమిచ్చి, కొన్ని బంగారు వెండినగలను బహూకరించెను. ఇట్లే పెదకోనమ్మయను భక్తురాలు కొంత బంగారు నియ్యగా దీనితో కొందరు వైష్ణవులకు సంతర్పణ చేయుటకు కేర్పాటు జరిగెను. ఇట్లే 1497 లోనే సంతర్పణకు నరసమ్మయను క్షత్రియ వనిత దానమిచ్చెను.

కందాడి రామానుజయ్యంగారా రామానుజ కూటమూ కాలమున నడపెడివాడు. 1536 లో అక్కాజమ్మ అను క్షత్రియ యిల్లాలు బంగారు నగలు దేవునికి బహూకరించి శాసనము వ్రాయించెను.

ఈకాలము నాటికే అచట కొన్ని జియ్యరు మతము లేర్పడెను — వానిలోని వైష్ణవులు భోజన వసతులు చాలమంది భక్తులు కల్పించుచు వచ్చిరి.

1537 లో నన్నూరను గ్రామమును సిరుమల్లప్ప నాయకుడు దేవుని పూలవనమునకు, పూజలకుగా నర్పించెను. 1528 లో మాదాల గోత్ర (సాయనేని) రంగరాజు నాయనార్ కొంతద్రవ్య దానము దేవునికిచ్చెను. ఇదియొక యుత్సవమునకై యిచ్చెను. దేవుని కర్పించిన నైవేద్యమును ఈకాలములో రాత్రులందు బ్రాహ్మణులకు, పరదేశులకు, శూద్రులకు సత్రములో పంచిపెట్టుచుండిరి. దక్షిణోత్తర ద్వారములందు చలివేంద్రలు నడపెడివారు. స్వామి పుష్కరిణీ తీర్థములలో అప్పుడప్పుడు తెప్పతిరునాళ్ళు జరిగెవి. 1680 లో విశ్వనాథ నాయకుడొక కంచుకమును, దేవునికి దానమిచ్చెను. శ్రీ జయంతికి శ్రీకృష్ణ పుత్రవమును మహానవమికొక యుత్సవమును

(మిగతా 7 వ పేజీలో)

ఔత్తరాహుల 'త్యాగరాజు' అమర గాయకుడు తాన్ సేన్

రచన: 'శార్ఙ్గదేవ'

కర్ణాటక సంగీతానికి త్యాగరాజు, పురందరదాసు లక్షణగీతాలు రచించి, అనేకరాగాలకు అజరామరత్వం కల్పించినట్లే, హిందూస్థానీ సంగీత సంప్రదాయంలో విభిన్న రాగరాగిణులకు శాశ్వతరూపం ముద్రించివేసిన అమరగాయకుడు తాన్‌సేన్. ఈయన జన్మదినం తానేశ గ్వాలియర్‌లోని తాన్‌సేన్ సమాధివద్ద జరుగుతుంది. ఈ సందర్భంలో అనేక ప్రసిద్ధ విద్వాంసులు గానం చేస్తారు.

సంగీతచక్రవర్తి తాన్‌సేన్ ''శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణి'' అనే శ్లోకాన్ని తన గానంచేత అక్షరాలా నిరూపించాడు. దేశసంచారం చేస్తున్నప్పుడేకాక, తాన్‌సేన్ తన అద్భుతగానం చేత ప్రేక్షకులను ముంచెత్తేటట్లు చేశాడు. అతనిపాటకు తీగలు పూగులాడాయి. బండశిలలు కూడా కరిగిపోయాయి. అక్బరుచక్రవర్తి దర్బారు నలంకరించిన విద్వాంసుల నవరత్నాలలో నాయకమణిగా రాజిల్లాడు మధురగాయకుడు తాన్‌సేన్. ఈతనినిగురించి అక్బరుచక్రవర్తి ఆస్థానవిశేషాలు వర్ణించిన ప్రఖ్యాత చరిత్రకారుడు అబుల్ ఫజల్ 'అయినీ అక్బరీ' అనే గ్రంథంలో తాన్‌సేనుగురించి వ్రాస్తూ, ఇటువంటి గాయకుడు అంతకుముందు వెయ్యి సంవత్సరాలలోనూ వచ్చివుండడు, యీతని సాటిలేని ఈ మేటి పాటకు వర్ణించాడు. తాన్‌సేన్ సంగీతం గురించి ఎన్నో కథలు గాధలు ప్రచారంలో ఉన్నవి. కొన్ని నమ్మతగినవి, కొన్ని నమ్మలేనివి. అయితే, ఈ కథలు వింటూ వుంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. తాన్‌సేన్ అంటే ఆకాలంలో ప్రజలకి ఎలాంటి గౌరవప్రపత్తులు ఆదరాభిమానాలు ఉండేవో యీ కథలవల్ల గ్రహించవచ్చు.

తాన్‌సేన్ అనేది పేరుకాదు. బిరుదునామం. మొగలాయీ దర్బారులో తొలిసారి యీ గాయకుడు ప్రవేశించి, తన మధురగానం వినిపించగనే, ఈయని 'తాన్!' పాడేవిధానం విని ముగ్ధుడై, అక్బరు చక్రవర్తి—ఈ బిరుదు ప్రదానం చేశాడు.

తాన్‌సేన్ గ్వాలియరు దగ్గర ఒకచిన్న గ్రామంలో 1506లో జన్మించినట్లు, అబుల్ ఫజల్ వ్రాశాడు. తాన్‌సేన్ తండ్రి మకరందపాండే. ఈతనికి చిరకాలం వరకు సంతానం కలుగకపోతే మహమ్మద్ గౌస్ అనే ఫకీరు వరంవల్ల యీ పిల్లవాడుకలిగాడట. అందుచేత, అతడంటే తాన్‌సేన్ కుటుంబానికి ఎంతో గౌరవం. మకరందపాండే మరణించే ముందు కుమారునిపిలిచి యీ ఫకీరు ఉపదేశాలనే అనుసరించవలసి చెప్పాడట. దానిప్రకారమే తాన్‌సేన్ గౌజ ఆదేశం ప్రకారం ఇస్లాంమతం స్వీకరించి, ఒక ముస్లింయువతిని పెళ్ళిచేసుకున్నాడట. ఆ యువతి పేరు హుస్సేని. ఈ బాలికతండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ కొంతకాలానికి ఇస్లాం మతంలో చేరిపోయాడు. ఆ ఫకీరుచేసిన నిర్ణయము ప్రకారం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన తాన్‌సేన్‌కూడా ముస్లింగా మారిపోవలసి వచ్చింది.

తాన్‌సేన్—ఏ మతం స్వీకరించినప్పటికీ అతని సంగీతవిద్యాగురువు హరిదాసస్వామి అయిన కారణంచేత, హిందూదేవతలను ఆరాధించే కీర్తనలే రచించాడు. తాన్‌సేన్—చిన్న బాలకుడుగా నున్నప్పుడే ఏవో పాటలు పాడేవాడు. ధ్వని అనుకరణ చేస్తూ, కుక్కకూతలు, పిల్లికూతలుకూసేవాడట! చిన్నతోటకు కాపరిగావుండే, ఆ తోటలో మేతకు మేసే పశువులను క్రూరజంతువులు చంపకుండా పులివలె గాండ్రించేవాడు. ఒకసారి హరిదాస స్వామి ఆ మార్గంలో వెడుతూవుంటే పులిఅరుపు వినిపించింది. తోటలో ప్రవేశించి చూచేటప్పటికి యీ పిల్లవాడు నవ్వుతూ ఎదురువచ్చాడు. ఆతనిని తనతోకూడాబృందావనం తీసుకొనిపోయి పెద్దవాడయ్యేవరకు సంగీతంలో అన్నిరహస్యాలూ నేర్పించి గానవిద్య చెప్పివేశాడు. హరిదాసస్వామి శుశ్రూషవల్లనే తాన్‌సేన్ గొప్ప భక్తుడయ్యాడు. తన భక్తిసాధనతో హిందూస్థానీ సంప్రదాయంలో అనేకరాగాలకు నూతన స్వరూపం కలిగించి, ఆ రాగాలలో క్రొత్త రచనలు చేశాడు.

అంతవరకు కేవలము కట్టుబాట్ల తోనూ, పురాణాలతోనూ, ఎవ్వరికీ బోధపడని హిందూస్థానీ సంగీతంలో ఒక నూతన మాధుర్యం చేకూర్చాడు తాన్‌సేన్. ఈ మేటిగాయకుడు ప్రవేశపెట్టినదే 'ధ్రుపద్'లేక 'ధ్రువపదము'. మన పల్లవికిపోలిన ఈ రచనలో గాయకుని మనోధర్మం మనోహరంగా ప్రదర్శించడానికి ఎంతో వీలు ఉంటుంది. తాన్‌సేన్ రచనలు సరళంగా, సుబోధకంగాఉండి, రాగంలోని జీవస్వరాలను మధుర గుళికలులాగా అందిస్తాయి. ఆవిధంగా కొత్తదనమూ, కమ్మదనంతో పాటు తాన్‌సేన్ కృతులు ఒక పటుత్వమూ, ఒక హుందాతనం కూడా సమకూర్చుకున్నవి. అందుచేతనే అతడు వివిధరాగాలకు రచించిన సలక్షణ కృతులు నేటికీ హిందూస్థానీ సంగీత సంప్రదాయానికి ప్రాతిపదికలుగా పాడుకుంటారు.

తాన్‌సేన్ సంగీతం కొంత ప్రచారంలో కిరాగానే గ్వాలియర్ పరిపాలకుడైన రాజా మాన్‌సింగు 'తోమార్' దర్బారులో చేరాడు. తరువాత అతని కీర్తి నలుదిశలా వ్యాపించి, చాంధన్‌పూర్ నేలిన రాజా రామచంద్రబఘేలా కొలువులో ఆస్థాన విద్వాంసుడుగా అలంకరించాడు. ఇక్కడ వున్నప్పుడే తాన్‌సేన్ అనేక రచనలు చేసి, అద్భుత కీర్తిని ఆర్జించాడు. అతనికీర్తి మొగలు దర్బారువరకు వ్యాపించింది. అక్బరు చక్రవర్తి అతనిని తన దర్బారులో వచ్చి గానం చేయవలసిందని ఆహ్వానం పంపించాడు. 1552 లో తాన్‌సేన్ ఢిల్లీ దర్బారుకు వచ్చి గానం చేశాడు. ఆ సమయంలోనే అప్పన్న రుగానున్న అక్బరుచక్రవర్తి కుమారుడు సలీం ప్రాంగణంలో జ్వాలలేసే దీపకరాగం గానంచేసినట్లు చెప్తారు. తాన్‌సేన్ గానంచేసిన దీపకరాగ ఆలాపనకు ఆరిపోయిన దీపాలు అఖండ జ్యోతులుగా వెలిగాయట. అప్పుడున్నట్టి సలీం ఆనందపారవశ్యంలో ఓలలాడాడు. అనర్ఘళ ప్రేమానురాగాలు సంపాదించిన సలీం తాన్‌సేన్ మనోహర సంగీత జలధిలో మునిగితేలుతూ తన ప్రేయసీ ప్రేమసుధారసాలలో నిమగ్నుడయ్యేవాడట.

అక్బరు చక్రవర్తి ఆస్థానంలోని నవరత్నాలలో నాయకమణిగా తాన్‌సేన్ భాసిల్లుతూ, ప్రతిదినమూ ఆ యా వేళలకు సరిపడినరాగాలతో చక్రవర్తి హృదయాన్ని రంజింపచేసేవాడట. అనేకరాచకార్యాలతోనూ, రాజ్యంలో బయలుదేరిన విప్లవంతోనూ, విసుగుచెంది, మనసున్న చింతగా ఉన్నప్పుడల్లా అక్బరు తన అభిమాన గాయకుడు తాన్‌సేన్‌చేత గానము చేయించుకునేవాడట. తాన్‌సేన్ రాత్రింబవళ్ళు రాజమర్యాద లందుకొంటూ, రాజకొలువులో గానం చేసిచేసి, తన స్వాతంత్ర్యం కోల్పోయినట్లు భావించాడు. చివరికి తన స్వగ్రామం వెళ్ళిపోయాడు. అక్కడే అతనికి స్వేచ్ఛ ఉన్నట్లు భావించి, తనకు తోచినప్పుడు తనకునచ్చిన రాగాలు పాడుకునేవాడు. ఆ రాగాలు కేవలంఆలాపనలతో తాన్ విధానాలతో తలకాయ నొప్పిపుట్టించే టట్లుగా పాడే విధానం మాన్పించి, తాన్‌సేన్ తొలిసారి వీటికి భావస్ఫూర్తి కలిగించాడు. మనోధర్మానికి ప్రాధాన్యమిచ్చే యీతని రచనలలో రసపారవశ్యం పొంగి పొరలుతూ వుంటుంది. తాను స్వయంగా పన్నెండు రాగాలను సృష్టిచేసి, వాటిని ప్రచారంలోకి తెచ్చినవాడు తాన్‌సేన్. ఆ రాగాల పేరులముందు ''మియా'' అనే మాట ఉంటుంది. 'మియాతోడి', 'మియా మల్హార్' వీటికి దృష్టాంతాలు. అలాగే కొన్నింటికి దర్బార్ అనేపేరు ముందు చేర్చాడు. దర్బారీ కానడా, 'దర్బారీ తోడివంటివి — మొగలు దర్బారులో ఉండగా రచించినవేమో! ఈతనిరచనలన్నింటిలోనూ 'మియాతోడి' ప్రసిద్ధ మయినది. తన రచనల చివర ముద్రలో సంగీత విద్యాగురువు హరిదాస స్వామిని స్మరిస్తాడు. ఉదాహరణకు 'దర్బారి తోడి'లో గురుపరంగా ఒక కీర్తన రచించాడు.

గురుస్మరణమే భక్తుల శరణము
గురుశరణమే — విబుధాచరణము
గురునిస్మరించిన మరుక్షణమందుగ
గురుపాపంబులు హరించిపోవును,
గురుదేవుని ప్రత్యక్షానుభవము
పరమాత్మని తలపించు ప్రభావము
స్వామి హరిదాసు చూపిన మార్గము
ప్రేమసుధాపరిపూరిత స్వర్గము.

తాన్‌సేన్ గొప్ప గాయకుడు. వాగ్గేయకారుడే కాక, సంగీత లక్షణగ్రంథములు రచించిన ఉత్తమ శ్రేణి గ్రంథకర్త. ఈతడు రచించిన సంగీతసారం, రాగమాల, గణేశ్ స్తోత్రము—అనేగ్రంథాలు చాలా ప్రసిద్ధి కెక్కినవి. హిందూస్థానీ సంగీతకచ్చేరీ ఎక్కడ జరిగినా తాన్‌సేన్ రచించిన కృతులు నేటికీ పాడుతూ వుండటం సంప్రదాయం.

తాన్‌సేన్ అమరగాయకుడు. తన గానంచేత మానవ హృదయాలనేకాక, ప్రాణంలేని పాషాణాలు సైతం కరిగింపచేశాడు. ఆతనిపాటవిని మోడువారిన చెట్లు చివురించాయి. పసిరిమొగ్గలు విడిచి పరిమళ పుష్పాలుగా వికసించాయి. బండరాళ్ళుకదిలి ప్రాణంతో చిందులాడాయి. తీగలు పుయ్యాలలాగు పూగులాడాయి. ఆరిపోయినదీపాలువెలిగాయి. మత్తగజాలు చిత్తుగా మైమరచి తలవంచాయి. మేఘాలు శిరస్సువంచి చెప్పినట్లు విన్నాయి. ఒకసారి వర్షాలులేక స్తంభించిపోతే తాన్‌సేన్ మేఘమల్హార్ రాగంలో ఒక గీతం పాడేటప్పటికి భోరుత వర్షం కురిసిందట. మేఘమల్హార్‌లో రచించిన ఈ యమృతగీతానికి తెలుగులో ఛాయానువాదం.

ఎవటకేగుదువోయి యీ రేయి
ఎందు విను కనుగొందునోయీ నా స్వామి
మేఘములు క్రమ్ముకొను మేదురోదరదరిని
మెరపులేభయపడును, ఉరుములు ఫెడేల్‌మను
చిన్నచిల్లులు పడినరీతి వర్షము కురియు
మిన్నుకొని యుండగలనా నిన్ను కన్నాక
ఈ మేఘములదారి, ఈ మింటిజలధార
ఈ మెరపువాలులో ఈ యురుము భడభడల
ఇటురమ్ము ప్రియతమా అని పల్కు పపయ్యా
ప్రియుని జాడలు తెలుపు పాటపాడినదేమి?!!

తాన్‌సేన్ తన సంగీత విద్యలో శిఖరాగ్రస్థాయి నందుకున్న ఉచ్చదశలో 1589 జనవరి 12 వ తేదీని ఢిల్లీలో పరమపదించాడు. అక్బరు చక్రవర్తి అతని మృతశరీరం గ్వాలియర్ పంపించివేశాడు. అక్కడే సమాధి జరిగింది. ఆ సమాధిలో ఒక చింతచెట్టు మొలిచింది.

గాలితాకుడుతో ఈ చింతచెట్టు కదిలినప్పుడల్లా గానంచేస్తూ, మనసులో చింతలను పోగొట్టుతున్నట్లు వుంటుంది అంటారు. అందుకేనేమో కొందరు విద్వాంసులు ఈ చింతచెట్టు ఆకులు తినేవారట. తాన్‌సేన్ గొంతుకలోని మాధుర్యం రవంతయినా, తమకు అంటుకుంటుందని వారి ఆశ. చివరకు ఈ చింతచెట్టు ఆకులులేని మోడు అయింది. నేటికీ ఈ సమాధి వద్దకు యీ అమర గాయకుని ఆశీర్వాదాలు వరంగా పొందగోరి గాయకులు చేరి, యీ జయంతి నాడు, వర్ధంతినాడు గానం చేస్తారు. ప్రసిద్ధ సంగీతకవి సూరదాసు తాన్‌సేన్ గానం వినియుతూ కొనియాడాడు తానురచించిన ఒక భజన కీర్తనలో.

భలోభయే విధినాదియే
శేషనాగకే కాన్
ధరామై రూపదోలతే
తాన్‌సేన్‌కే గాన్!!
శేషఫణికి చెవులీయక
బ్రతికించెను విధి సందా
తానుసేను గానమహిమ
తరులు గిరులు పడకుండా

సప్తవర్ణాలు

—:x:—

తెలుగుల కాపుటా కొలువు తీర్చిన యెల్లెడ సర్వసత్కళల్
వెలుగులముద్దులై రసనివిష్ట మనోహర కల్పనాజగ
త్తుల మధురోహలై కళలతో ముడివడ్డ తెనుంగుగడ్డగా
వెలసిన కీర్తిచంద్రికలు పేరిచి యంచు లలంకరించెడిన్.

ఆశల పల్లకీ రుతములైన పసిండి తెనుంగుపల్కుల
న్యాసముచేసి తద్గత పదార్థ లయానుగుణంబుగాగ మీ
పోసిన తేనెధారలకు పూసెను రిక్క గులాబిమొగ్గలా
కాశములోన స్వాగతముఖంబుగ మీకు ప్రశంసలాడెదన్.

ననలై పూచిన కూచిపూడియును కన్యాశుల్కమున్ తావులె
త్తిన తావైన తెనుంగునేల సుడులన్ తీయంచనా లుగ్గుబా
లను త్రావించిరి తల్లులీ యభినయోల్లాసంబు ఈ పాత్రపో
షణచాతుర్యము తత్త్వభావమను విశ్వాసంబు కల్పించెడిన్.

ప్రాకనివల్లులై తెనుగుపల్లెలు తల్లులుగా ననంత సం
ఖ్యాకములైన జానపదగాన, మనోహరనృత్య, నాటక
ప్రాకృతరూపముల్ గలవు - వానియెడల్ సహజ ప్రభూత గం
ధాకృత లా మహాప్రతిభయంతయు మీకు లభింప నెంచెదన్.

సారింపంబడియెన్ కళాహరి ధనుర్జ్యావల్లికా సప్తవ
ర్ణోరుధ్యానము లాంధ్రనాటక మహావ్యోమస్థలిన్ - రాగముల్
పూరింపంబడియెన్ రసజ్ఞజనతా ఫుల్లాబ్జహృత్సీమలన్
మీరై నేడు ప్రదర్శనల్ నవనవోన్మేషప్రభాయోషలై.

స్వాగత మ్మానంద పారవశ్యస్థితి కల్పనాచణగీతికాజగతికి
నృత్యసరస్వతీ నిగమసందేశ నిక్వాణ మోహన గీతికారవళికి
భాసాది కవిజనప్రాప్తనాటకజగత్ శ్రేయఃపురాసంప్రదాయములకు
స్వాగతం బన్యోన్య సహకార వర్ధిత నృత్య సంగీత సాహిత్యములకు

స్వాగతము సర్వ భారతీయాగమేతి
హాస విజ్ఞానఖచిత కళాభిరుచికి
స్వాగతము తెన్గుబిడ్డల సాగుప్రతిభ
రాసులై చను నవకళాభ్యాసములకు.

"హర్షముమించి నేత్రజలపాత్రలతో, సుఖశాంతి మల్లికా
పల్లిక లల్లుకొనియున జీవితసౌధమునందు పంచవ
ర్ణాగతమైన స్వాగతము పక్కెద నామధురోహలన్ సుధల్
మించిన పల్కు లంపనడ లీ యువబృందము విందుసేయగన్."

"కుందుర్తి"

(హైదరాబాద్ మండల సంగీత నాటకోత్సవాల సందర్భంలో చదివినవి)

మెరుపుల మరకలు

శ్రీ త్రిపురనేని గోపీచంద్

(గత ఆదివారం సంచిక తరువాయి)

ఇద్దరూ టీ ముగించుకొని బయటకువచ్చారు.

''ఇకవెళ్లిరానా ? స్టేషనుకి వెళ్లేముందు చూసుకోవలసిన పనులు చాలా వున్నాయి.'' అన్నా డతను.

''అలాగే వెళ్లిరండి'' అన్నది ఉషారాణి.

అతను వెళ్లిపోయాడు. అతను కనుపడ కున్నంతసేపూ చూస్తూ నిలబడింది ఉషారాణి. అతను వెళ్లిపోవటంలో పగబట్టిన పాములా ఒంట రితనం ఆమెను చుట్టుకుంది. 'చక్రవర్తి ఎలా వున్నాడో అడుగక పోతినే' అనుకుంది. అతనిలో మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండుసార్లు ఆమెకు చక్రవర్తి జ్ఞాపకం వొచ్చిన మాట నిజం. కాని అతని క్షేమసమాచారాలు అడుగలేకపోయింది. వూరుకుంది.

అతనంటే ఆమెకు ఇంకా ఇష్టమే. అతను తనతో తెంపుకున్న రీతికి ఆమె ఎప్పుడూ ఆశ్చర్య పడుతూనే వుండేది. ఇప్పుడు రామానుజంగారు ఏం చేస్తుంటారో! ఆఫీసులో ఏ ఫైళ్లలోనో తం డూర్చి ఆలోచిస్తూ వుండి వుంటారు. ఆ కాగి తాలలో ఆయనకేదో బ్రహ్మాండమైన సమస్య ఒకటి కనబడి వుంటుంది. దానిని విడదియ్య లేక సతమత మవుతుంటారు. కాగితాల్లో కనపడే మనుష్యులు ఆయనకు ఎంతనిజం! జీవితం ఆయ నకు నిజంకాదు. జీవితం పై పొరలో తేలిపోతుం టారు. ఆ పై పొర జీవితాన్ని కప్పివేసే ముసుగే గాని అసలు జీవితంకాదు. ఆ ముసుగు తొలిగిస్తే జీవితం బయటపడుతుంది. ఆ ముసుగే జీవిత మని భ్రమపడి నిర్విచారంగా బ్రతుకుతున్నవారు ఎక్కువమంది ఉన్నారు. కాని కొంతమందికి అది వట్టి ముసుగుమాత్రమేనని తెలియకపోదు. వారికి ఆ ముసుగును తొలగించి జీవితాన్ని నగ్నంగా చూడటం భయం. అందుకని ఆ ముసు గునే పట్టుకొని జీవయాత్రసాగిస్తున్నారు. తానే దబ్బా(ప్రశ్న) అడిగితే తనతల్లి అంటూ వుండేది, ''ఈ గొడవలన్నీ నీ కెందుకే? బ్రతికినన్నాళ్లూ హాయిగా బ్రతికిపోక!'' అని. నిజమే. ఆమె అలాగే జీవయాత్ర సాగిస్తూవుంది. జీవితం తనకు ఏది అందిస్తే దానితోనే తృప్తిపడుతుంది. అందలేనివాటిని, ''అవి మనకు ప్రాప్తంలేదు'' అని వొక్క మాటలో తుడిచిపెట్టేది. ఇక వాటి ప్రసక్తేనా తెచ్చేది కాదు. తాను క్రొత్తగా కాపు రానికి వెళ్లేరోజు తనతండ్రి దగ్గరకుతీసి, ''క్రొత్తచోటుకి వెళ్తున్నావు. జాగ్రత్తగా మసు లుకో అమ్మా'' అని సలహా చెప్పాడు.

''దానికి జాగ్రత్త ఏమిటండీ, మనంచెప్పే దేమిటి? క్రిందమీదాపడి వాళ్లే నేర్చుకుంటారు. అన్నది తనతల్లి. ఇప్పుడు జీవితంలో తనకు జరిగిన వన్నీ వాళ్లకు తెలిసినా తనతండ్రి బాధపడేంత తనతల్లి బాధపడదు. వినీవినగానే ఆశ్చర్యచకిత రాలై తనను దూషించవచ్చు. కాని వెంటనే కోలు కొని, ''పోనీ లెండి. ఎలాజరిగేవారికి అలా జరుగుతుంది. మధ్య మా నసుగు దేమిటి? మనుష్యులందరూ వొకరకంగావుంటారా ఏమిటి? కులమే దానిపరిస్థితుల్లో వుంటే ఎన్నెన్నిపొరాలు(?) చేసేవాళ్లమో!'' అంటుంది.

దీర్ఘంగా ఆలోచించిచూస్తే జీవితంపట్ల స్త్రీలకున్నవిముఖతపురుషులకు లేదనిపిస్తుంది. జీవితాన్ని స్త్రీ అర్థంచేసుకున్నంతసవ్యంగా పురు షుడు చేసుకోలేడు. జీవితం విసిరేసేలు(?) ఆమెను పుడూ ప్రశ్నిస్తూనే వుంటై. ఆమె ఎప్పుడూ జీవితంముఖద్వారందగ్గరే వుంటుంది. దానిని దాటిపెట్టి ప్రవేశించెయ్యటానికి ఇష్ట పడదు. పురుషుడో! వ్యవహార ధర్మాలతో లంగలవడి ఏప్పుడో జీవితాన్ని విడిచిపెట్టాడు. తాను సృష్టించుకున్న భ్రాంతులే అతనికి నిజం. వాటికోసమే అతను బ్రతుకుతున్నాడు. అందు కనే భావాలనుగాని, సిద్ధాంతాలనుగాని పురుషుడు పట్టుకున్నంత తేలికగా స్త్రీ పట్టుకోదు. వాటికి చచ్చినా దాసురాలు కాదు. ఆమె జీవిస్తుంది. అంతే. పురుషుడు గొప్ప గొప్ప విషయాలు అను కున్న వాటినన్నీ, ''పోనిద్దురూ, ఇప్పు డాగొడవ లన్నీ ఎందుకు ?'' అని వొక్కమాటతో తోసే స్తుంది.

కమలాకరం పురుషునిలో ఇద్దరు మనుష్యు లున్నారని ఎంతచక్కగా చెప్పాడు. సంఘంలో మిగిలినమనుష్యులలో కలిసి జీవించే వ్యక్తి వేరు, కుటుంబంలో ఇంటికి పెద్దగా జీవించే వ్యక్తి వేరు. పురుషునిలో క్రమక్రమేణా సంఘంలో జీవించే వ్యక్తే బలపడుతున్నాడు. కుటుంబంలో కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నాడు. రామానుజం గారికి తనమీద వంత ఇష్టమైనా ఆయన దృష్టి పైళ్లదృష్టేగదా ? ఆదృష్టిని ఇంటికి మోసుకు రాకుండా వీధిలో ఎలా విడిచిపెట్టే రాగలరు ?

తనకు తెలిసిన వ్యక్తుల్లో సత్యానికి కమలా కరం వున్నంత చేరువుగా మరెవ్వరూ లేరు. అందు కనే అతను తనమీదకు ఇతరులు ప్రసరించలేని వాకకాంతిని(?) ప్రసరించ గలిగాడు. అందుకనే అత నితో గడిపిన రెండురోజులూ మరపునకురాని అమృతఘడియలుగా గడచినై.

ఆమెకు ఇంటికి తిరిగివెళ్ల బుద్ధిపుట్టలేదు. వెళ్లటం దేనికోసం ? ఎవ్వరికోసం ? తనవల్ల రామానుజంగారికి ఇక వచ్చేదన్నీ కష్టాలే. తను ఆయనను సుఖపెట్టలేదు. అది గట్టిగా నిర్ధారణ అయిన విషయం. ఇక ఆయన జీవితాన్ని రచ్చకు ఈడ్వడం దేనికి ?

అసలు తన కీ తర్జనభర్జన లెందుకు ? ఈ ఆరాటం ఎందుకు ? ఆ మధ్య హైదరాబాద్ చూచిపోదామనీ, ఇంకా పలుగురుస్త్రీలతో కలిసి నిర్మల వొచ్చింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెదగ్గర తనసంగతి ఎత్తితే మొదిరంగ నాచిముక్కకు మళ్లే మాట్లాడింది. ''పిల్లలు లేకపోతే అట్లాగే వుంటుందిలే అక్కా. ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడితే అన్నీ పోతై. ఇప్పుడు నానంగతి చూడరాదూ ? పిల్లల గొడవతప్ప ఇం కొక గొడవేలేదు'' అన్నది.

పిల్లలు లేకపోవటంవల్ల వచ్చిన ఆరాటమేనా ? పిల్లలు కలగానే ఈ ఆరాటం తీరిపోతుందా ? ఒకవేళ తీరిపోయినా అది సహజమైన పరిణామ మేనా ? తనకు అలా అనిపించలేదు. ఒకప్రక్క నిర్మలను చూస్తూ ఎలా అనుకోగలుగుతుంది ? నిర్మలలో చదువుకునే రోజుల్లో ఉన్న ఉత్సాహం, కళ కాంతలేవు. అప్పటికప్పుడే చప్పిదవడలు పడినై. చూపులు దేనిమీదా నిలవక తేలిపోతు న్నయి. నొకపిల్లను చంకన వేసుకొని, ఒకపిల్లను చేతో పట్టుకుని వీధులవెంట బిత్తరిచూపులు చూస్తూ నడిచే ఆమెను చూచి, ఆమెలో కలిగిన పరిణామం సహజమని గానీ, ఆమె అభివృద్ధికి అది తోడ్పడుతుందనిగానీ తా నెట్లా అనుకోగలదు ? కాకపోతే ఈ పిల్లలు కలగటం అనేది వయస్సులో వున్నగిత్తకు ముక్కుతాడు కుట్టించటం వంటిది కావచ్చు. ముక్కుకు బులాకీ తగిలించటం వంటిది కావచ్చు. పిల్లలు కలగటంవల్ల, వారిని పెంచే భారం మొయ్యలేక స్త్రీ జీవితంలో రాజీపడుతుంది. ఉత్సాహాన్ని కోల్పోయి, సహజస్వభావాన్ని కాంతినీ కోల్పోయి, జవసత్వాలు ఉడిగిపోగా, ముదుసలియై చిన్నతనంలోని భావాల నన్నిటికీ తిలోదకాలిచ్చి కుటుంబం అనే చీకటిగుంపను పట్టిన పెట్టుకొని అలాలక్షణగా అంటూ జీవితం సాగిస్తూ వుండ వచ్చు. ఇదే సుఖప్రదమైన, శాంతియుతమైన జీవితం అని తన్నుతాను మోసగించుకుంటూ బ్రతుకుతూ ఉండవచ్చు. కాని ఇది సహజ పరిణామం అని తా నెట్లా అనుకోగలదు?

అందమైన ముఖాంతో కళకళ లాడుతూ వుంది, కన్నాట్ సర్కిల్. నవచైతన్యప్రసంత వలె విలసిల్లుతూ వుంది. దగ్గరలో పాల అమ్మ కానికి వొక చిన్నకొట్టు నడుపుతున్న పంజాబీ కాందిశీకుడు ఉషారాణిని తనేకధ్యానంలో చూస్తు న్నాడు. ప్రక్కనే కుంపటి, కుంపటిమీద డేక్సా పెట్టుకొని కూర్చున్న మరొకపంజాబీ గారెం వంటి పిండివదార్థాలను వండుతున్నాడు. రుచికి అవి ఢిల్లీలో వొకపదర్థంలో ప్రసిద్ధి. ఆ డేక్సా చుట్టూ గొప్పగొప్పవాళ్లే నుంచొని ఆపదార్థాలను ఉడికీవుడకటంతోనే కొనుక్కొని తింటున్నారు. ఆమె ప్రక్కగా వొక జంట గుసగుసలాడుతూ నడిచి వెళ్లింది. ఆ జంటలోని యువతి ఉషారాణిని చూచి చిరునవ్వు నవ్వుకుంది. చెట్టాపట్టాలు పట్టుకొని మరొకజంట ఆమెదగ్గరగా నడిచింది. పురుషుడు ఆమెను పొరపాటున రాసుకున్నట్లు రాసుకొని, ''క్షమించాలి'' అన్నాడు. కాని ఆమె కనుపిస్తున్నంతసేపూ వెనుదిరిగి ఇంతంతకళ్లు చేసుకొని అపేక్షగా చూస్తూనే వున్నాడు. చల్లని చక్కటి గాలి వీచింది. ఆమె ముఖాన్ని మంచు తాకినట్టు తాకింది. దాని స్పర్శకు ఆమె శరీరం జలదరించింది. వెంటనే హిమాలయాలు జ్ఞాపకం వచ్చినై. మంచుతో తళతళ మెరిసిపోతున్న హిమాలయ పర్వతాల చిత్రాలను ఆమె ఎన్నిటినో చూచింది. చలి ఇంకా ఎక్కువైంది. తాను ఒక ఓవర్ కోటు ఎందుకు కొనుక్కోకూడదు! తనచేతి సంచిలో డబ్బున్నది. ఇక ఆలస్యం ఏమిటి? ఎదురుగా వున్న షాపులోకి వెళి, అడిగిన ధర ఇచ్చి ఒక ఓవర్ కోటు ధరించింది. తృటిలో శరీరం వేడి ఎక్కినట్లనిపించింది. రక్తం గబగబ ప్రవ హిస్తున్నట్లు అనిపించింది. మంచి ఉత్సాహం కలిగింది. ఓవర్ కోట్ జేబులలో చేతులు పెట్టు కొని బయటకు వచ్చింది. శరీరానికి వెచ్చదనం కలిగింది గాని చలిగాలి చెవులలో నుంచి లోనికి వెళ్లి ఉలుకులు కలిగిస్తూనే వుంది.. ఒక వులెన్ స్కార్ఫ్ కొనుక్కొని తలకు చుట్టుకుంది. అంతా స్వభావసిద్ధంగా జరిగినట్టే జరిగింది. స్వభావసిద్ధంగానే వుంది.

అకస్మాత్తుగా తాను హిమాలయ పర్వతాలను ఎందుకు చూడరాదు? అని అనిపించిందా మెకు? ఎందుకు చూడకూడదు? ఇటువంటి అవకాశం తనకు మళ్లీరాదు. ఈ అవకాశాన్ని ఎందుకు సద్వినియోగ పరచుకో గూడదు?

ఆ వోవర్ కోటుతో, తలకు చుట్టిన స్కార్ఫ్ తో ఆజనంతోపాటు తనూ నడిచింది. చాలామంది కంటే చకచకావే వడిచింది. ఆమె నడకను చూచి, కొంతమంది తొలగి దారి ఇచ్చారుకూడా. చాలామంది పురుషుల కండ్లు ఆమె మీదే వున్నాయి. వారి ప్రక్కన నడుస్తున్న స్త్రీలు ఇండ్లకు వెళ్లిన తరువాత ఏభోజనాల దగ్గరో తిరిగా తగాదా వేసుకుంటారు. ఈ భావం కలిగి తనలోతాను నవ్వుకుంది ఉషారాణి.

మరసరి పోస్టాఫీసుకు వెళ్లి తాను హిమాల యాలు చూడబోతున్నాననీ ఒక వారంరోజుల్లో తిరిగి వస్తాననీ రామానుజంగారికి ఉత్తరం వ్రాసి పోస్టుచేసింది.

• • •

భారత సాహిత్యంలో, భారతీయుల హృదయా లలో హిమాలయాలకువున్న విశిష్టస్థానం మరింకా దేనికీ లేదు. మహర్షులు మొదలుకొని సామాన్య కుటుంబీకుల వరకూ, హిమాలయా లను ప్రేమించిన వారే. సంస్కృత కవులందరూ తమ ఆవేశాన్ని ఈ పర్వతాల నుంచి పొంది వాటి కీర్తి గానంచేసిన వారే. ఋగ్వేదకాలం నుంచి ఇప్పటివరకూ భారతీయులను ఉత్తేజపరుస్తూనే ఉన్నయి.

ఋగ్వేదం ఈ పర్వతాలను 'హిమవంతం' అన్నది. రామాయణం వ్రాసిన వాల్మీకిమహర్షి 'శైలేంద్రం' అన్నాడు. ఈ పర్వతాలలో వున్న కైలాసశిఖరం శివుని నివాసస్థానమనీ, శివుని అర్ధాంగి అయిన పార్వతి ఈ హిమవంతుని పుత్రిక అనీ పురాణాలు వర్ణించినవి. మహాకవి కాళిదాసు కావ్యాలలో ఈ హిమవంతుని స్నేహం ప్రతి అక్ష రంలోనూ స్పందించి, ఒక అలౌకిక ఆనందంతో మనస్సులను ఆహ్లాదపరుస్తూ వుంటుంది. భార తేతిహాసచరిత్ర అంతా ఈ హిమవంతుని చుట్టూ అల్లబడిందే. తత్వవేత్త చూడామణి శ్రీ శంకరులు ఈ పర్వతరాజు అంకంలో ఒక ఆలయమూ, జ్యోతిర్మఠం అనే ఒక మఠమూ కట్టించేవరకూ తన జన్మ చరితార్థం అయిందని భావించలేకపోయారు.

ఈ పర్వత శ్రేణిలో కైలాసం, మానససరో వరం, బదరీనాథ్, కేదార్ నాథ్ మొదలైన, ప్రసిద్ధి కెక్కిన పుణ్యక్షేత్రాలు అనేకం వున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించటానికి భారతీయులు పెక్కుమంది ప్రతి సంవత్సరం వెళ్తుంటారు. ఆయా క్షేత్రాలలో ఎక్కడనుంచో వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న స్వాములవారు కూడా వుంటూ వుంటారు.

ఈ పర్వతాలలో వున్న ఆదిమవాసుల వృత్తి— వ్యవసాయం, గొర్రెలు, మేకల పెంపకం. వారికి నృత్యసంగీతాలంటే ఎక్కువ అభిమానం. పురుషుడు ఏ తరుశాఖ మీదో, ఏ కొండశిల మీదో కూర్చొని మురళి వాయిస్తూవుండగా, అడుగున వున్న సమప్రదేశంలో స్త్రీలు ఒక్కు మ్మడి నృత్యం చేస్తూవుండే దృశ్యాలు యాత్రి కుల మనస్సులను తరచు రంజింపజేస్తూవుంటై. ఇక్కడ స్త్రీలకు వున్న స్వేచ్ఛ, అభివృద్ధి చెందిన పనుకునే మానవసంఘాలలో ఎక్కడా కనుపిం చదు. స్త్రీ, పురుషునికి అన్ని పనులలోనూ సహాయపడుతుంది. అతనితో కలిసి పాడుతుంది. అతనితో కలసి నృత్యం చేస్తుంది: అతనితో కలసి తిరుగుతుంది. తను కోరినవానిని వరించి వివాహం చేసుకుంటుంది. ఆమె [illegible]

[illegible]

అంతస్థుల ఇండ్లు వుంటై. [illegible] ఎత్తుని జట్టే, ఇండ్ల అంతస్తులు పెరిగినట్లు కనుపిస్తుంది.

ఉషారాణి హిమాలయాల పాదాల చెంతవున్న హరిద్వారంలో అడుగు పెట్టింది. దక్షయజ్ఞం జరిగింది ఇక్కడేనని దేవతలు అప్పుడే [illegible] ఇక్కడేనని ప్రతీతి. అక్కడనుంచి హృషీకేశ్ కి వెళ్లింది. చలి చాలాఎక్కువగా వుంది. ఆమె, ఈ చలినుంచి కాపాడే ఉన్నివస్త్రాలను తెచ్చుకో లేదు. ఈ చలినుంచి రక్షించటానికి ఆమెకు ఢిల్లీలో కొన్న వోవర్ కోటు పక్కాటే. చేతుల వేళ్ళు కొంకర్లు పోతున్నయి. తాను వూహిం చిన దానికంటే అక్కడ చలి ఎక్కువగా వుంది. ఆమె ధరించిన దుస్తుల్లోనుంచి గూరి శరీరం లోకి దూసుకొనిపోయి యముకలు పట్టు కుంది. 'యముకలు కొరికే చలి' అని అంతకు ముందు పుస్తకాలలో చాలాసార్లు చదివి కవుల ఉత్ప్రేక్ష అనుకున్నది ఇప్పుడు అనుభవించింది.

హృషీకేశ్ లో ఒక ఆశ్రమం వున్నది. దానిని ఆశ్రమం అనడం కంటే మఠం అనటం సబబేమో! అక్కడ కొంతమంది స్వాములవారు స్థిరనివాసం ఏర్పరచుకొని వున్నారు. హైదరాబాద్ లో వుండగా ఆమె ఆవిషయం విని వున్నది. ఆ ఆశ్రమానికి వెళ్లింది ఉషారాణి.

ఆశ్రమంలో వుండే [illegible] వెళ్లింది.

ఆశ్రమాధిపతుల పేరు కరుణానంద స్వాముల వారు. [illegible] పాండిత్యం వుంది. ఉషారాణి వెళ్లేటప్పటికి సుమారుకొంతమంది స్వాములవారు పరివేష్టించి వుండగా వారు పులిచర్మం మీద కూర్చొని వున్నారు. ఎవ్వరూ పెదవి కదల్చటం లేదు. కాని అందరూ ఏదో వింటున్నట్లే కను పించారు. అదంతా కధ కాదుగద!

కరుణానంద స్వాములవారు లోపలికి అడుగు పెట్టీపెట్టగానే ''ఒక్కతవే వచ్చినట్లున్నావు'' అన్నారు. ఆమె వారు పలకరిస్తున్నది తనను అను కోలేదు. ఎవ్వరినా అని వెనుదిరిగి చూచింది అక్కడ తానుతప్ప ఇంకెవ్వరూ లేరు. తననే అని తెల్సుకొని, ''చిత్తం'' అన్నది. తన నోటినుండి వచ్చిన ఈమాటకు ఆమె ఆశ్చర్య పడింది. తన జీవితంలో ఎన్నడూ ఈమాట ఉపయోగించి ఎరుగదు వుపయోగించ గలనని కూడా అనుకొని ఎరుగదు.

''మంచిది''.

ఈమాటతో కరుణానందస్వాములవారు తనను ఆహ్వానించి అందరితోపాటు కూర్చోమని సెల విస్తున్నారనిపించింది ఉషారాణికి. మిగిలిన స్వాముల వారి జతన కూర్చుంది.

[సశేషం]

అద్వైత సిద్ధాంతం

రచన:

శ్రీ కంచి కామకోటి జగద్గురు

శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీశంకరాచార్యస్వామి

ఆదిశంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతమునకు అద్వైతమని పేరు. శంకరులకు పూర్వము నను తము కొందరు ఈ అద్వైత సంబంధముగా వ్రాసిరి. శంకరుల అనంతరము, అద్వైతాను భవసిద్ధులు అనేకులు తమతమ స్వానుభవములను ఉపనిషదుపదేశములతో చేర్చి ప్రబంధముల నెన్నియో వ్రాసిరి. తమ అనుభవముల నితరు లకు దెలియపరచు సందర్భమున కడపట 'అంతా ఒకటే' అనే తత్త్వముపై గ్రంథము లనేకముల వెలువరించిరి. ఇట్లు అద్వైత సిద్ధాంతమునకు పుస్తకములు కొల్లలు.

అద్వైత గ్రంథము లన్నిభాషలయందును కలవు. సంస్కృతమున కలవు. తమిళమున మూలగ్రంథములుగనే ఎన్నో వున్నవి. తెనుగు నందును మూలగ్రంథములు కలవు. కన్నడ భాషయందును సరే. ప్రాంతీయభాషలలో అనుభవజ్ఞులు, జ్ఞానులు స్వతంత్రముగా వనేక పుస్తకముల వ్రాసిరి. అద్వైత గ్రంథములు మరాఠీ, హిందీ యందు నెంబుతము చూడ నగును.

అద్వైతమునందే పరంపరగా వచ్చువారు, అద్వైతమతమును శ్లాఘించి గ్రంథములు రచిం చుట అటుంచి ఇతరమతస్థులు సయితము తమ తమ స్వరూపానుభవముల తుదిమెట్టు అద్వైత ముగా వ్రాయుట మిగుల విశేషము. ఇటుల అనేకు లనేక గ్రంథముల వ్రాసియున్నారు.

తమిళమున 'మస్తాన్ సాహెబు పాట'లను వొక పుస్తక మున్నది. ఇది 'తాయుమానవర్' వ్రాసిన పాటలవలె నుండును. అద్వైతానుభవము తెలుపు పాటలు ఇం దనేకము. మధ్యలకు చెందిన తత్త్వరాయస్వామి యను గొప్ప పురుషులొకరు శశివర్ణబోధము అను గ్రంథమును, మరికొన్ని పాటలను వ్రాసియున్నారు. వేదనాయకంపిళ్లై యను నతడు క్రైస్తవుడు. మున్సిఫ్ ఉద్యో గము చేసెడివాడు. ఆత్మానుభవమును చాటు పెక్కు గ్రంథము లీయన రచించెను. చరిత్ర రూపమున గానీ, పాటల రూపముల గానీ కేనిని వ్రాసినను ఈయన అద్వైతతత్త్వమును గూర్చి గొప్పగ చెప్పును. వీరి గ్రంథములం దద్వైత తత్త్వము ద్యోతకమగును. ఇటీవలకూడ ఎ.వి. గోపాలాచారియార్ అను ఆయన కొన్ని గ్రంథ ముల వ్రాసిరి. మరణావసానమువరకు ఆత్మ చింతన యొనర్చిన వ్యక్తి. ఇట్లు పరంపరగా అద్వైత సిద్ధాంతావలంబకులు అద్వైతమును గూర్చి వ్రాయడమే గాక ఇతరమతస్థులుకూడ తమ గ్రంథములందుఅద్వైతానుభూతిని ప్రదర్శిం చియున్నారు.

కాని, ఆదిశంకరు లన్నలందరికీ ఒకవిధమయిన ప్రీతి. ఏ మతస్థులకయినను వీరన్న ఒక విధ మయిన ప్రేమ, గౌరవమును. వీరి సిద్ధాంత మందును యొకప్రీతి. ఇది నాలనుభవమున దెలిసికొన్న విషయము.

వాదనకు వచ్చువారుకూడ శంకరుల గ్రంథ ములనే ఖండింతురు గానీ, ఇతర మతగ్రంథ ములను దీసికొనరు.

మనదేశమున నింతవరకు కున్న సిద్ధాంతము లెన్నియో: ద్వైతసిద్ధాంతము, రామానుజసిద్ధాం తము, శైవసిద్ధాంతము. ఇవికాక ఉత్తరదేశ మున బొంబాయి గుజరాత్ ప్రాంతముల వల్లభా చార్య సిద్ధాంతము, సంస్కృతమున శ్రీ కంఠా చార్య సిద్ధాంతము, తమిళమున శివాచార్యుని సిద్ధాంతము అను కొన్ని సిద్ధాంతములు కలవు. వీనికి ఒకదాని కొకటి భేదము స్వల్పమే.

ఈశ్వరభక్తి, ఈశ్వరసాయుజ్యము అనుటలో ఏ సిద్ధాంతమునకూ అభిప్రాయభేదము లేదు. శంకరులు చెప్పిన రీతి ఈశ్వరభక్తిచేత, ఈశ్వర సమాగమముతో ఆయన స్వరూపములో నైక్య మగుదుము. మనము ఆయన అను భేదములేక కలసిపోయెదము. ఆ పరమాత్మ స్వరూపమునతో నైక్యమగుటయే ఆనందమని భగవత్పాదుల సిద్ధాం తము.

అట్లు పూర్తిగా కలసిపోయిన మన మెట్లు ఆనందమును అనుభవింపగలము? అనుభవింప లేకపోవుదుమే? అందువే ఈశ్వరునితో మనము చేరునపుడు మనము వేరు, ఆయన వేరు అనియే తలచవలెను. ఆనందము నిచ్చువాడు ఆయన అగువేడల ఆనందానుభూతి నొందు మనము వేరుగ నుండవలెను గదా యని యొక్క స్వల్ప భేదముంచుకొని యింకొక సిద్ధాంతము వెల వడెను.

కలసిపోదుము కానీ నీళ్ళలో కలసిన పాలవలె కొంతవేరుగనే యుందుము అని మరొకరు. ఏ సిద్ధాంతమైనను సరే భక్తి నలవరచుకొని ఈశ్వరపాదాబ్జముల చేరుదము—అన్న విష యములో ఎక్కడా భేదపడరు. ఈశ్వరునితో కలసినపుడు మనకు ఆనంద మేది? సముద్రతీర మున నిలుచుండినచో ఆలలను అందమును చూడ వచ్చును. సముద్రముతో కలసి పోయిన ఆనంద మేది? అని కొంతకొంత భేదము కల్పించుకొని తమతమ మతములను కొందరు పైకి లేవతీసిరి. రైల్వే జంక్షన్ లో ఒకపట్టా నుంచి మరొకపట్టా వేరగునప్పుడు మొట్టమొదట మధ్యలోని భాగము కొంచెమే. దూరము పోను పోను, త్రోవలు వేరు వేరు. మధ్యనున్న దూరము అధికమగుచునే యుండును. కడకు అధికతమ మగును. కానీ ప్రారంభదశలో మధ్యదూరము స్వల్పమాత్రమే.

వల్లభాచార్యు లని చెప్పితినే వారికి బాలకృష్ణ మూర్తియందు ప్రీతి అధికము. రామానుజా చార్యులకు నారాయణస్వరూపమునం దధిక ప్రేమ. మధ్వాచార్యులు 'విష్ణు విష్ణు' అని యనును. శ్రీకంఠాచార్యుల మైకంఠులకు, శైవులకు శివ స్వరూపమునందు ప్రేమ. ఇటుల కొన్ని స్వరూ పములు, కొన్ని సిద్ధాంతములు, కొన్ని ఆచా ర్యులూ యున్నారు. తమ ఉపాసనామూర్తి గూర్చి కానీ, తమ సిద్ధాంతముల గూర్చి కానీ నిర్ధారించు పుస్తకములు వ్రాయునపుడు, మధ్వులు వైష్ణవ సిద్ధాంతములను, వైష్ణవులు మైకంటుల సిద్ధాంతములను ఖండించవచ్చును కదా! కానీ వీరెల్లరు శంకరులు ఇట్లు చెప్పిరి, అట్లు చెప్పిరి! ఇది తప్పు అది తప్పు—అని వారి పైకియే దాడిదీసిరి. మీమాంసమునో, సాంఖ్య మునో ఖండించి వుండవచ్చును. కానీ వెదకివెదకి తప్పుల పట్టుటకు, చర్చచేయుటకు తక్కిన మతములు తగు యోగ్యత కల్గినదిగా వారికి కన పడలేదు. బౌద్ధులు వ్రాసిన పుస్తకములలోను, జైనులు వ్రాసిన పుస్తకములలోను అద్వైతభావ గాఢత కాననగును. కానీ ఒక్కొక్క తత్త్వ మందును అనుభవశాలురు వస్తుమ్ముల్లైనను, క్రైస్తవులయినను, తమకు దెలియకనే అద్వై తమునం దడుగువేయుదురు. ఇట్టే వైష్ణవు లను, ఇతర మతస్థులను నేనే చూచితిని.

రామనాథపుర సంస్థానమున నొక గొప్ప తమిళ విద్వాంసు డుండెను. ఒకపుడు రామనాథ పుర సంస్థానమునకు పోయినపుడు ఆయన నాతో పెద్దవాదన చేసెను. ఇంతకూ వాదన యేమ నగా శంకరులు శివభక్తులు కారు, విష్ణుభక్తుడు —అని. దీనిని నిరూపించుటకు శంకరభాష్యము, భాష్యముపై ఉపగ్రంథములు దేశీయభాష లోనివేగాక పాశ్చాత్యులు వ్రాసిన గ్రంథావళి అన్నియు ఆయన గ్రహించెను.

శంకరులు విష్ణుభక్తినిగూర్చి చర్చించిన తెర గుననే, శివభక్తిప్రాశస్త్యమున గూర్చి వర్ణిం చిరే యని నేను శంకరభాష్యమునుండియే నుదహరించితిని. కానీ వారు ఒప్పుకొనలేదు. వాదనలో వారు జయించిరా, నేను జయించితినా అన్నది కాదు ప్రస్తుతము. ''మీరో వైష్ణ వులు. వైష్ణవ గ్రంథముల నేల నాధారముగ గైకొనరు''అని ప్రశ్నించితిని. అందులకు వారు —''ఎవరినైన పరిశీలించినవారిలో ఆచార్యలక్ష ణము లుండనక్కరలేదా? శంకరులలోనే కదా ఆచార్యలక్షణముల పరిపూర్ణత కాననగును!'' అని బదులిడిరి.

ఇట్లు దూషణభూషణలకు శంకరులే గురి. ఇది వారి ప్రత్యేకత. ఇట్లనిన వనకు పాపమా? పుణ్యమా? పాపమే యని తోచును. మన గురు వుంగు శంకరులను మనమే స్తోత్రము చేసిన మన భక్తి కారణముగను, విశ్వాసకారణముగను యున్నను, మనలను మనమే పొగడుకొన్నవా రగు దుము. 'మావూరు పెద్దది. మాజాతి అంతకన్న' అని చెప్పిన 'నేను చాలశ్రేష్ఠుడను' అని అర్థము ఆత్మస్తోత్రముక్రింద వచ్చును.

ఒక్కొక్క మతమునందును, ఆయా మత స్థులగ్రంథములను వ్రాయునపుడు, తను మతములగొప్పను చెప్పుకొనవలె నను ఆశ మిగుల బలీయము. సాధారణముగా తమమతము గొప్ప దనము చెప్పుకొనుటకు ఇతరులను ఖండించిన [illegible] సిద్ధాంతములోని [illegible] ఎంతురు. [illegible] ''[illegible]'' అన్న విషయ [illegible] యుండెదరు?

దక్షిణ దేశమునకు, గంగకు దక్షిణ ప్రాంత మున హిందీభాష ప్రబలము. గంగకు ఉత్తర మున నాలుగుజిల్లాలలో మైథిలిభాష— సీతాదేవి తండ్రియగు జనకు డేలిన ప్రాంతమని ప్రతీతి. బీహారునకు, తూర్పు నేపాళమునకు సరిహద్దున నున్న జనక్‍పూర్ అను చోట జనకు డుండినట్లు చెప్పుకొనుచున్నారు. దర్భాంగ, చంపారక, ముజ ఫర్‍పూరు జిల్లాలలో చేరినవి. ఆదేశస్థులను 'మిశ్ర' యని అందురు.

వేయి వత్సరముల క్రితము వాచస్పతి మిశ్ర యని యొక రుండిరి. సకలశాస్త్ర కోవిదులు. యోగశాస్త్రమందు అవధుల వెరిగినవారు. న్యాయశాస్త్ర విశారదులు. ఉపనిషత్తులలోని జ్ఞానకాండను విచారము చేయు శాస్త్రము వేదాంతము. కర్మానుష్ఠానముల విచారణ చేయు నది మీమాంస. ఈ రెంటియందును వారు పెద్దదేయు. అకాలమున వారికి తుల్యులు వారే. బ్రహ్మసూత్రములకు ఎందరో భాష్యముల వ్రాసిరి. శంకరులుకూడ వ్రాసిరి. శంకర సూత్ర భాష్యమునకు వాచస్పతి, వాచస్పత్య మను వ్యాఖ్యను వ్రాసెను.

చిన్న వయసునందే ఆ పెద్ద వ్యాఖ్యానము వ్రాయుటకు వాచస్పతి యుపక్రమించెను. వివాహమై భార్యయు నింటికి వచ్చెను. వారు గ్రంథమును వ్రాయుచునే యుండిరి. తదేకదీక్షతో ఆ పుస్తకమును వ్రాసి ముగించు సరికి వారికి అరువదియేండ్లు అయినదట! పత్నికి ఏబదియేండ్లు దాటినది. వీరు వృద్ధు లైరి. ఆమె వృద్ధ అయెను.

''మీరు పుస్తకమును వ్రాసియే పుణ్యము సంపాదించుకొంటిరి. నాగతి ఏమి? తిలతర్పణ మల వదలుటకు కూడా తనయుడొకడు లేక పోయెనే?'' అని ఆమె అడిగెను.

''అరెరే! పెళ్ళిచేసుకుని నీకుబాల ద్రోహ మొనరించి తిని. సరి, విచారపడవద్దు. ఈపుస్తకమునకు నీపేరే పెట్టుదును. తత్త్వ విచారమునకు ఉపక్ర మించువారెల్లరు, నిన్ను తలచుకొనునట్లు చేసెదను'' అని ఆయన వ్రాసిన వ్యాఖ్యకు ఆమె పేరే పెట్టిరట. ఆమెపేరు భామతి. ఆ పుస్తకమునకూ భామతి యని పేరు.

తత్త్వ విచారణా గ్రంథములలో శంకరుల భాష్యమునుండి ఉదహరించిననూ ఉదహరించక పోయినను, భామతినుండి కొన్ని వాక్యములనైన యుదహరింతురు. అవ్యాఖ్య కంత ప్రశస్తి. వాచ స్పతి, యితర మతములకునూ ఏ భేదమును లేక పెక్కుగ్రంథముల వ్రాసియుండిరి. వారి నిష్పాక్షికత అట్టిది. ఆయన వ్రాసిన గ్రంథముల, బ్రహ్మతత్త్వ సమీక్ష (మండన మిశ్రుల బ్రహ్మ సిద్ధికి వ్యాఖ్య) న్యాయకణిక (మండన మిగుల విధి వివేకమునకు వ్యాఖ్య) తత్త్వబిందు (పూర్వ మీమాంస సంబంధమైనది) సాంఖ్య తత్త్వకౌముది, న్యాయగణికా తాత్పర్యము. న్యాయసూచి నిబంధనము యోగసూత్ర భాష్యవ్యాఖ్య.

విద్యారణ్యులకాలమున సర్వదర్శన సంగ్రహ మను పుస్తక మొకటి వ్రాయబడెను. అనాటి ఇరువది సిద్ధాంతములపై గ్రంథము ఆయా సిద్ధాంత తత్త్వములను, లక్ష్యములను వర్ణించు పుస్తకము. ఇందు నాస్తికమతమును గూర్చి కూడ రెండుమూడు పుటలు కలవు.

ఇటులనే నిష్పాక్షికముగా వ్రాసిన వారిలో అప్పయ్య దీక్షితులును. వీరు మూడువందల సంవత్సరముల క్రితము యుండిరి. అద్వైతులును, గొప్ప శివభక్తులును వీను వివిధ మత గ్రంథములను వ్రాసిరి. ఇట్లు వ్రాయ వచ్చునా? యని ప్రశ్నవేసికొని తామే బదులిడి ఇట్లు వ్రాసిరి: 'అద్వైతస్థితికి ఈశ్వరాను గ్రహము అవసరము. అన్ని సిద్ధాంతములు ఈశ్వరభక్తి ప్రతిపాదకములు కావున, ఏ మార్గ మున పోయినను సరే, అద్వైతస్థితిని పొందవచ్చు నని అభిప్రాయము' అని వ్రాసిరి.

యద్వ్యద్వైత ఏవ శ్రుతిశిఖర
గిరామాగమానాంచ నిష్ఠా
సాకం సర్వైః పురాణైః స్మృతినికర
మహాభారతాది ప్రబంధైః
తత్రైవ బ్రహ్మసూత్రాణ్యపిచ వివమ్య
శతాంభ్రాంతి విశ్రాంతిమంది
ప్రత్నై రాచార్యరత్నైరపి పరిజ
గృహే శంకరాద్యైస్త దేవ
శివార్క మణి దీపిక.

నాల్గు వేదముల శిఖరము శ్రుతి. శిఖరము నాలుగు చెవులతో విని చెప్పునది. శ్రుతి శిఖరము నాలుగు వేదముల తుది. అది అద్వైతము. యద్యపి అన తథాపి అని వెంటనే వచ్చును. శివాగమములు, పాంచరాత్రములు, విష్ణుపురాణము, శివపురా ణము, అగ్నిపురాణము, వాయుపురాణము, భాగవతము మొదలగునవియున్నను—అన్నిటికీ తుదిమెట్టు అద్వైతమే. ధర్మశాస్త్రము, మనది స్మృతి, ఇతిహాసము, భారతము, ఉప ప్రబంధములు వైద్యశాస్త్రము కృషిశాస్త్రమువ దేని నెత్తుకున్నను అన్నియు అద్వైతమునకే గమించి లయించును.

వైద్యశాస్త్రప్రయోజనము రుగ్మత నివా రణ. శరీరముచెడిన పరమాత్మను, సత్యస్వరూపుని పొందుటకు సాధనోపకరణ మగు శరీరమునకు వలసిన దార్ఢ్యత నొసగుటకు వైద్యశాస్త్రము, ఆయుర్వేదము నొసగు అద్వైతము వంకకే దారితీయును.

సంగీతమున మనస్సు లయమగును. మనస్సు లయమగునట్లు అలవాటు అయిన ఈశ్వరునితో మనసు లయము చేయుట సులభము. సంగీత శాస్త్ర ప్రయోజ నము ఇంతియే. అన్నవస్త్రములకు లోపముండ ఆత్మచింతనమేమీ కష్టమే. ఆత్మచింతన చేసి అంతా ఒకటే అన్న అద్వైతస్థితి పొందుటకు కృషిశాస్త్ర ముపయోగపడును. ఆదిప్రబంధములు సంగీతము, వ్యవసాయము, నాట్యము, వైద్యము మొదలగు కళలనుగూర్చి చెప్పును. ఇవియన్నియు ఈశ్వరునితో నైక్యమగుటకు ఉపయోగ కారులు.

అద్వైతమున గౌడపాదులు, భగవత్పాదులు, సురేశ్వరాచార్యులు వాచస్పతి మిశ్ర, విద్యారణ్యులు ప్రముఖ ఆచార్య రత్నములు. వీరు వ్రాసిన దానిలో నొకదాని కొకటి వైరుధ్యమున్నట్లు తోచినను, సునిశితవిమర్శనచే, వైరుధ్యరహిత మని తేలును.

''తథావ్యనుగ్రహాదేవ తరుణేందుశిఖామణేః అద్వైతవాసనా పుంసా మావిర్భవతి నాన్యథా:'' ఇది వచ్చిని దీపము. ఇది నిలిరంగు దీపము. ఇది చేప్పు రికార్డరు. వీని కన్నిటికీ మూలా ధారము విద్యుచ్ఛక్తి. అటులనే అన్ని మూర్తు లును. బహిర్దృష్టికు వేరుగ నున్నను, లోన వున్నది అద్వైత పరమైన వస్తువే.

అద్వైతస్థితికి ఈశ్వరానుగ్రహ ముండ వలెను. అనుగ్రహమునకు భక్తియే సాధన. అద్వైతులు యితరమతగ్రంథములను వ్రాసిరన్న అహంభావ కారణము కారాదు. శంకరులను ఇష్టసిద్ధికి దేవుకొన్నప్పుడు వారి మనోవిశాలత అందరికి రావలెను. మనకు ఇతరమతములతో విరోధములేదు. వారితత్త్వము మనము తెలిసి కొందము. వారు అడిగిన మన తత్త్వమును చెప్పుదము. పరస్పరసహాయము చేసికొందము అన్న మనోభావము మనకు ఎక్కుడుగా రావలెను.

'దేహముతప్ప ఆత్మ యనునది లేదు. శరీరము భుజించి, అన భవించి పెరిగి అంత్య మగును. ఆత్మ పరమాత్మ అనున దేదియు లేదు'' అని బోధించునది చార్వాకమతము. సర్వవిద్యలకు కారణము ఈశ్వరుడని వేదము లుద్ఘోషించు చున్నవి. అటులయిన చార్వాకమునకు కూడ ఈశ్వరుడే కారణము. దానియందు మనకు అసహ్యత కలుగకూడదు అని సూతసంహితలో యొకకాండయందు విస్తారముగ నున్నది.

స్వామి లేదని చెప్పునది ఎట్లు మత మగును? అనిన అదియును అద్వైతమునకు అనుకూలమే. ఉదరపోషణము విడుపుటకును లేదట ఆదారము, అనుష్ఠానము లేదు. స్నానదితినుట. వినర పోవుట. ఇటుల మనసునకు రుచించ తొడగు యుండిన, అట్టి వారికంటే ''స్వామి లేదు, ఆత్మ లేదు—అంతా బయలే'' అని చెప్పువాడు ఎంతయో శ్రేష్ఠుడు. అతడు తర్క విచారణకు దిగెనుకదా? ఆత్మయున్నదా లేదా? స్వామి కలదా లేదా? యను విచారణలోని కాలగు దిగెను. అతడు కనుక్కొన్న తత్త్వము 'స్వామిలేడనియే యుండుని'' కానీ ఆతడు ఏ విచారములేని నిరీశ్వరకం గొప్పవాడా!

''స్వామి లేడు'' అన్న మెట్టువరకు ఆతడు వచ్చెను. మరికొంత పురోగమించిన, అనుభవము ముదిరి అద్వైతస్థితిని అందుకొనవచ్చును. కావున ఏ మతమైననూ సరే తత్త్వవిచారణకు అనుకూలమే. దేనియందును ద్వేష ముండరాదనీ, వేయి సంవత్సరములనాటి వాచస్పతియు, శంక రుల అది, ఇన్నూరువత్సరముల క్రితము వర కున్న మహాపురుషులు మనకు చూపియున్నారు.

(తమిళమునుండి 'విశాఖ' చే ఆంధ్రీకృతము)

నాగార్జునసాగర

(5వ పేజీ తరువాయి)

ఏడుమతాల్వ క్రింద — 10 లక్షల ఎకరాలు. కృష్ణా డెల్టా — 3 లక్షల 83 వేలఎకరాలు.

సాలీనా పండగల అదనపుపంట

ఆహార ధాన్యాలు— 12 లక్షల టన్నులు
పంచదార — 50 వేల టన్నులు

విద్యుచ్ఛక్తి

విద్యుచ్ఛక్తి ఉత్పత్తి — 4 లక్షల కిలోవాట్

డాము స్థలమువద్ద చూడదగిన ప్రదేశాలు

1. రాతి డాము.
2. మట్టి డాము
3. సిమెంటు, ఇసుక, వగైరాలను కలిపే యంత్రాలు
4. రాయిని బ్రద్దలుచేసే యంత్రం
5. భారీ యంత్ర నిర్మాణశాల
6. కర్మాగారాలు
7. లేబరేటరీ
8. పైలాను (ప్రధాని శంకుస్థాపన ఉత్త రాతి స్తంభము)
9. నమూనా డాము
10. కుడికాలువ త్రవ్వకాలు
11. ఎడమకాలువ త్రవ్వకాలు
12. ఎత్తిపోతల
13. నాగార్జునకొండ

మెట్టూరు
మల్లులు • లాంగ్‌క్లాత్
మెట్టూరు మల్లులు—శ్రేష్టమైనమల్లులు
[illegible]
మ్యానేజింగ్ ఏజెంట్లు: షష్క్ర్ ఎ. బియర్డ్‌సెల్ & కంపెనీ (ప్రైవేటు) లిమిటెడ్, మద్రాసు.
METTUR MULL

లఘు పరిశ్రమల యజమానులకు సలహా!

మీ రాష్ట్రంలోని పరిశ్రమల డైరెక్టరు కార్యాలయంలో మీ ఫ్యాక్టరీని రిజిస్టరుచేసి, రిజిస్ట్రేషన్ నెంబరును పొందండి. తద్వారా ప్రభుత్వ సహాయాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోండి.

ఇకమీదట దిగుమతి దరఖాస్తులు పెట్టుకొనేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరును తప్పక పేర్కొనవలసి వుంటుంది.

లఘుపరిశ్రమల సేవాసంస్థలద్వారా ఈ క్రింది సౌకర్యాలను కూడా మీరు పొందవచ్చు.

* కార్యక్రమ నిర్ణయం, ఉత్పత్తి విషయాలలో సాంకేతిక సలహాలు—క్రొత్త పరిశ్రమల స్థాపనం పైన, వున్నవాటి విస్తరణపైన సలహాలు—అభివృద్ధికరమైన సాంకేతిక విధానాలు, ఆధునిక యంత్రాల వినియోగం మొ. వాటిలో సముచిత సలహాలు.
* సంస్థలకు చెందిన కర్మాగారాలలో మామూలు సేవాసౌకర్యాలు.
* యంత్రాలు, యంత్రభాగాలు, పరికరాల రంగులు, సాధనాలు, పనిముట్లు మొ. వాటికి మేలైన డిజైన్లు, డ్రాయింగులు.
* వ్యాపార నిర్వహణ, బ్లూ—ప్రింట్ రీడింగ్, హీట్ ట్రీట్‌మెంట్, ఫౌండ్రి మొ. విషయాలలో శిక్షణ.
* అమ్మకాలను ఇంకా మెరుగుపరచడానికి మార్కెటింగ్ విషయాలలో పరిశీలనలు.
* వివిధ రకాల పరిశ్రమలకు సంబంధించిన నమూనా పథకాలు (సరసమైన ధరలకు, స్థానికంగా మాత్రమే అభ్యమవుతాయి.) * *

అదనపు వివరాలను మీ రాష్ట్రంలోని లఘు పరిశ్రమల సేవాసంస్థ డైరెక్టరు వద్ద నుండి పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో చిరునామా:

డైరెక్టర్,
స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్, ఇఫ్తికార్ మేన్షన్, 79 అజాంబాద్,
హైదరాబాదు.

* * పథకాలను పోస్టుద్వారా ''మేనేజర్ ఆఫ్ పబ్లికేషన్స్, సివిల్ లైన్స్, ఢిల్లీ—8'' నుండి పొందవచ్చు.

ప్రకటన కర్తలు:
లఘు పరిశ్రమల డెవలప్‌మెంట్ కమిషనర్,
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ, ఉద్యోగ్ భవన్, న్యూఢిల్లీ.
DA-60/666

సౌఖ్యానికి వాడండి
ఛాంపియన్
బనియన్లు

బాధాకరమును హేయకరము అగు
తామర ఇతర చర్మ
వ్యాధులను పోగొట్టుకోండి
శరీరమంతటా అవి పాకిపోవచ్చు

తామర, తీటలు, దురదలు, మేహ, కామెరలు వంటివి అంటువ్యాధులు. కుటుంబంలో ఇతరులకుకూడా రావచ్చు. అమృతాంజన్ లిమిటెడ్ వారి తామరమందు అట్టి చర్మవ్యాధు లను క్రమముగా నిరపాయకరంగా నివారించును. అమృతాంజన్ లిమిటెడ్ వారి తామరమందు డబ్బా ఒకటి ఎప్పుడూ ఇంట్లో అందు బాటుగా ఉంచుకోండి.



అమృతాంజనము లిమిటెడ్ వారి
తామరమందు
అమృతాంజన్ లిమిటెడ్
84/85, లల్ చర్చి రోడ్డు, మద్రాసు-4
బొంబాయి-1, కలకత్తా-1, న్యూ ఢిల్లీ-1
JWT.AM.8 1168 Rev.

లిటిల్స్
ఓరియంటల్
బామ్



డెబ్బయి అయిదు సంవత్సరాలకు పైగా. సమస్తమైన జలుబు లను, పోటులను, నొప్పులను నివారిం పటలో నమ్మకమైన మందు.

లిటిల్స్ ఓరియంటల్ బాం అండ్ ఫార్మస్యూటికల్సు లిమిటెడ్,
ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు-2.
LOB-503/

తారాబలం-చంద్రబలం

26—2—1961 మొదలు 4—3—1961 వరకు

గ్రహస్థితి

మిథునంలో అంగారకుడు. సింహంలో రాహువు. మకరంలో గురు శనులు. కుంభంలో రవి బుధ కేతువులు. మీనమేషాలలో శుక్రుడు. మిథున, కర్కాటక, సింహ కన్యలలో చంద్రుడు.

వ్యాపార భవిష్యత్తు: బంగారము — తేజీ, వెండి — నిలుకడ, నూలు వస్త్రములు — తేజీ, మూనె విత్తనములు—తేజీ, పసుపు—మందము.

మేషం

(అశ్వ, భర, కృత్తి 1 పా.)

గ్రహచలనం మీకు అనుకూలంగా ఉన్నది. కూడగట్టుకొని వృత్తి ఉద్యమాల్లో ముందుకు పోవలసిన సమయం. మీ ఆలోచనలు అక్కరకు వస్తాయి. ప్రయత్నం ఫలిస్తుంది. అవసరములు తీర్చుకొనుటకై ఆకాశానికెత్తే వారుంటారు. ఉబ్బి తబ్బిబ్బులై దండుగ వారి పనులకు దిగకండి. సమిష్టి కార్యాలలో నాయకత్వాని కాశపడి భారాన్ని పెంచుకోవద్దు. ఉద్యోగాభివృద్ధికై ప్రయత్నించండి. మీ శ్రమ ఫలిస్తుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. మీ వ్యాపారములు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి కొనసాగుతుంది. ఎదురు చూస్తున్న సహాయ సంపదలు వారాంతమునకు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులగూర్చి వినోద విలాసాల గూర్చి ఎక్కువగా ధన వ్యయమగు చుండుంది. శుభకార్యాలు కలసి వస్తాయి. సుఖ సంతోషాలతో గృహస్థ జీవితం గడుస్తుంది. వక్రమార్గముల సంచరించకుండా మీ మనస్సును అదుపులో పెట్టాలి.

వృషభం

(కృత్తి, 2, 3, 4 పా., రోహి, మృగ, 1, 2పా.)

తప్పనిసరిగా ఇతరుల కార్యభారం పైబెట్టుకొని శ్రమ పడవలసి వస్తుంది. చేపట్టిన కార్యాన్ని జయప్రద మొనర్చి మీసమర్థతను చాట గలుగుతారు. మీ ఘనతనుగూర్చి గొప్పగా చెప్పుకుంటారు. సామాజికంగా మీ అంతస్తు పెరుగుతుంది. సాహిత్య పరిశ్రమ ముందుకు వస్తుంది. సభలలో పాల్గొని సన్మానాలను అందుకొంటారు. పేరు ప్రతిష్ఠలు పెరిగి నంతగా ఆదాయం పెరుగదు. పైగా చుట్ట పక్కాల రాకపోకలు ఎక్కువవుతాయి. వారి మర్యాద మన్ననలకై విశేషంగా ధన వ్యయమగుచుండును. రాబడి చాలక ఎదురు చూడవలసి వస్తుంది. తరుణంలో సహాయం లభించి ఇబ్బందులు తీరుచుంటాయి. ఉద్యోగ, వ్యాపారములు ఉత్సాహంగా ముందుకు పోగుతాయి. మీరనుకొన్నంతగా ఆదాయం రాదు. ప్రస్తుత ప్రయత్నము లన్నీ నెరవేరి ముందు ముందు లాభించగల కార్యాలకు ఆధారాలవుతాయి. శుభకార్యములగూర్చి ఖర్చు ఎక్కువ. వినోద విలాసాలతో, సుఖ సంతోషాలతో గృహస్థ జీవితం గడుస్తుంది.

మిథునం

(మృగ, 3, 4 పా., ఆరు, పున 1, 2, 3, పా)

మీ పనులు జరుగుటలో నిదానం, శ్రమ తప్పదు. విశ్రాంతి లేకపోయినా విసుగు చెందక మీ కార్యాలను సమర్థించు కొంటారు. ప్రతి పని ఆరంభంలో కొంత శ్రమకరంగా తోచినా చిట్ట చివరకు సంతృప్తిని కలిగిస్తుంది. వ్యవహారిక, రాజకీయ అభ్యంతరాలు తొలగించుకొని మీ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారు. వ్యాపారాలలో శక్తికి మించిన భారాన్ని పెంచుకోవద్దు. సాహసించి ముందుకు పోయే సమయంకాదు. మీ ఆలోచనలకు అందుబాటుగా మీ ఉద్యోగాలు సాగవు. ఇతరుల కార్యభారం కూడా పైనవేసుకొని భరించ వలసి వస్తుంది. ఇంతకుముందు కన్నా ఆదాయం బావుంటుంది. ఎదురుచూస్తున్న సహాయ మంది అవసరములు తీరుతాయి. ముందు ముందు లాభించే కార్యకలాపముల గూర్చి విస్తారంగా ధనవ్యయ మవుతుంది. బాబులు పిల్ల పనులుకావు. సామాజికంగా సేవ, విందులు, నిష్ఠురములు వస్తాయి. శుభకార్యములను గూర్చి ప్రయాణాలు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతనతో ధర్మకార్యాలు చేస్తారు.

కర్కాటకం

(పున, 4 పా., పుష్య, ఆశ్లే)

ప్రతికూల వాతావరణంలో మీ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎదురు చూడని సమస్యలను ఎదుర్కొన వలసి వస్తుంది. కార్యభారం బాధ్యత పెరుగుతుంది. విశ్రాంతి లేక ఆరోగ్యం కొంత లోపిస్తుంది. అనారోగ్యములతో అంతులేని ఖర్చులతో కుటుంబ విషయాలు మనశ్శాంతికి భంగం కల్గిస్తుంటాయి. కాని ఇట్టి పరిస్థితులలో ఏ మాత్రం చలించక ధైర్యంగా నిలబడి ఆత్మ విశ్వాసంతో అన్ని ఆపదలను తొలగించు కొంటారు. అన్ని సమయాలలోను దైవబలం మీకు అండగా నిలుస్తుంది. గౌరవ ప్రతి పత్తులకు హాని జరగకుండా అన్ని సమపాయములు సమకూరు చుంటాయి. మిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారములలో చెప్పుకోతగ్గ మార్పు కనుపించదు. యథాక్రమంలో అన్ని పనులు జరిగి పోచుంటాయి. వ్యవహారిక రంగంలో విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు.

సింహం

(మ.ఖ, పూఫ, ఉఫ, 1 పా.)

మీకు గ్రహచలనం కొంచెం ప్రతికూలంగా ఉంది. యత్నకార్యములకు స్వల్ప ఆటంకము లొస్తుంటాయి. కారణం లేకుండా కవ్వించి కలహింప జూస్తారు. మీ ఉద్రేకాన్ని అదుపులో బెట్టాలి. సుహృద్భావంతో మీ పనులను నెరవేర్చుకోవాలి. పాంథిక, రాజకీయ వ్యవహారములకు సాధ్యమైనంత దూరంలో ఉండటం మంచిది. అనారోగ్యాలతో, అభిప్రాయ భేదాలతో అంతులేని ఖర్చులతో. కుటుంబవిషయాలు మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తుంటాయి. ప్రయాణాలు సుముఖంగాఉండవు. ఎక్కువ పెట్టుబడులతో కాగల కార్యాలను తల పెట్టే సమయం కాదు. ఉద్యోగాలలో, పై అధికారులు ఏదోవిధంగా మీతప్పులను వెదుకజూస్తారు. వ్యాపారములలో శక్తికిమించిన భారాన్ని పెంచుకోవద్దు. జరిగినంత వరకు లాభదాయకంగానే ఉంటుంది. ఎదురు చూస్తున్న ధనసహాయం చేతికంది అవసరములు తీరుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.

కన్య

(ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1.2 పా)

వద్దు అనుకొన్నా తప్పని సరిగా ఇతరులగూర్చి రాజకీయ వ్యావహారిక రంగంలో బాధ్యత వహించ వలసి వస్తుంది. చేపట్టిన కార్యం జయప్రదంగా నెరవేరుతుంది. మీదక్షత నుప్రకటపడుచుసంఘంలో మీ అంతస్తు పెరుగుతుంది. మర్యాద మన్ననలు బాగుంటాయి. రాజీగా మీ వ్యవహారిక సమస్యలు పరిష్కార మవుతాయి. ఆదాయం వివిధంగా వచ్చినా ఎంతవచ్చినా ఖర్చులకు చాలక ఎప్పటి కప్పుడు ధనంకొరకు ఎదురు చూడవలసి వస్తుంది. సమర్థించుకో గలుగుతారు. అధికారులతో వివాదములు రాకుండా చూచుకోవాలి. ఉద్యోగములలో అభివృద్ధికి పోగల సమయం. వ్యాపార పరిస్థితులు లాభదాయకంగా ముందుకు నడుస్తాయి. శ్రమ ఎక్కువగా తోచినా ఫలితం బావుంటుంది. వివాహాది శుభకార్యములు కలసి వస్తాయి. స్నేహితులవల్ల మేలుజరుగుతుంది. సుఖ సంతోషాలతో గృహస్థ జీవితం గడుస్తుంది.

తుల

(చిత్త, 3, 4 పా. స్వాతి, విశా, 1, 2, 3; పా)

అన్నివిధాలా స్థిమితమైన సమయం. మీ ఆలోచనలన్నీ కార్యరూపం జెందును సంతృప్తిని కలిగిస్తాయి. సాహిత్యరంగంలో మీ ప్రతిభ ప్రకాశిస్తుంది. ప్రముఖ వ్యక్తులతో సమావేశం, సంఘంలో గౌరవం లభిస్తుంది. మీ అభివృద్ధి కార్యకలాపముల కన్నిటికి మిత్రుల ప్రోత్సాహ, సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాభివృద్ధి. అధికారుల ఆదరణ లభిస్తుంది. మీ ఆలోచనలకు అందుబాటుగా మీ వ్యాపారములు కొనసాగి అధిక లాభములను అందిస్తాయి. మామూలుగా అయ్యే ఖర్చులుగాక అదనపు ఖర్చులు ఎక్కువవుతాయి. శుభ పుణ్యకార్యముల గూర్చి ఎక్కువ ధనవ్యయమౌతుంది. బంధువర్గాలు ఆహ్వానములు అందుతాయి. సంతతి వల్ల సుఖసంతోషములు అధికమౌతాయి. నూతన గృహ నిర్మాణాది ప్రయత్నములు అనుకూలంగా కొనసాగుతాయి.

వృశ్చికం

(విశా, 4 పా. అనూ, జ్యేష్ఠ)

ఎదురు చూడని మార్పులు వస్తు మీ పని ముందుకు సాగదు. కార్యభారం శ్రమ అధికమౌతుంది. విగ్రహించి మీ కార్యాలను వృత్తి రేకం కాకుండా సమర్థించుకో గలుగుతారు. ఇతరులపై ఆధారపడిన పనులలో ఆలస్యం తప్పదు. మీ సహాయాన్ని అనుభవిస్తూ మీ మాటను మీ అవసరాన్ని నిర్లక్ష్యంగా జూస్తారు. లేనిపోని నిందలనుపైన వేస్తారు. ఉద్రేకం పొందే సమయంకాదు. మీ ఓర్పు అన్నివిధాలా తోడ్పడుతుంది. కొందరికి గృహవసతులు మార్చవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగములలో బదిలీ కాగల సూచన లున్నవి. ఏమార్పు జరిగినా ముందు ముందు మీ అభివృద్ధికి దోహద మిస్తుంది. సమయసందర్భములను పాటిస్తూ మీవ్యాపారము లను ముందుకు నడుపాలి. తొందరపడి ఎట్టి ఎగ్రిమెంటులకు బద్ధులు కావద్దు. నూతన మార్గములలో ఆదాయం లభించి మీ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. మిత్రులతో భేదాభిప్రాయములు బంధువిరోధము కాగల సూచన లున్నవి.

ధనుస్సు

(మూల, పూషా, ఉషా 1 పా.)

గ్రహచలనం మీకు అనుకూలంగా ఉంది. మీ వృత్తి ఉద్యమాల్లో అనుకూల మార్పులు వస్తూ అభివృద్ధికిపోగల అవకాశములు లభిస్తాయి. మీశక్తిసామర్థ్యముల వినియోగించి, రాజకీయ వ్యావహారిక రంగాలలో విజయం సాధిస్తారు. సామాజికంగా మీస్థానానికి విలువ లభిస్తుంది. గొప్పవారితో సమావేశాలు మిత్రుల ప్రోత్సాహాలు లభిస్తూ గౌరవప్రదంగా కాలం గడచి పోతుంది. మీరు ముందుగా తీసుకొన్న జాగ్రత్త వల్ల ఉద్యోగములలో తప్పుల వెదకి సాధింప దలచిన వారికి అవకాశం కలగకుండా పోతుంది. రానున్న హోదాకు, లేక అభివృద్ధికి ఏ వకస్వల్ప విఘ్నయం అడ్డురాకుండా ఉండు లాగున చూచుకోవాలి. వ్యాపారములలో, పోటీని ఎదుర్కొన వలసి వస్తుంది. ఇంతకు ముందు కన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వివిధ రూపములలో ఆదాయం సమకూరుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కళత్రమునకు లేదా సంతతికి స్వల్ప అనారోగ్యం సూచిస్తుంది.

మకరం

(ఉ.షా. 2, 3, 4 పా, శ్రవణం, ధని 1, 2 పా.)

ముందుకు పోగల శక్తి సామర్థ్యము లున్నా లభించే అవకాశములు మాత్రంతక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతస్థితిగతుల కెట్టిరోషం లేకపోయినా అభివృద్ధి కన్పించకపోవటంచే మీలో అసంతృప్తి ఎక్కువవుతుంది. అందువల్ల తగినట్టుగనే కుటుంబంలో పిన్నలలో పెద్దలలో అనారోగ్యములు తరచుగా సంభవిస్తుంటాయి. విధిభేదాలు ఎక్కువవుతాయి. ఇవే సమయ మున్నట్టు బంధుమిత్రులందరావాలు అధికమవుతాయి. మితిమీరిన ఖర్చులను భరించటం భారమనిపిస్తుంది. కాని తరుణంలో సహాయం లభిస్తూ అవసరములు తీరుతాయి. ఆపదలు తొలగుతాయి. ఉద్యోగ, వ్యాపారములలో అనుకూల మార్పులు వస్తాయి. స్వస్థత చిక్కుతుంది. నూతన వ్యాపారములలో పాల్గొని లాభములను గణిస్తారు. స్వల్పకాలంలోనే మంచి రోజులు వస్తాయి. అంతవరకు కొంచెం ఓపిక పట్టాలి.

కుంభం

(ధని 3, 4 పా. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పా.)

ముఖ్య విషయాలలో ఒక నిర్ణయానికి రాకపూర్వము మీ ఆత్మీయులతో సంప్రతించడం, సలహా పొందడం అవసరం. మార్పులు గమనిస్తూ ముందుకు నడవాలి. తొందరపడి భారమైన పనులను బెట్టుకోవద్దు. వృత్తి ఉద్యమాలను గూర్చి లేదా ఆరోగ్యాన్ని గూర్చి కొంతకాలం ఇతర ప్రదేశాలలో ఉండిపోవలసి వస్తుంది. ఉద్యోగములలో కార్యభారం, బాధ్యతలు ఎక్కువవుతాయి. నౌకరులతో పేచీలు వస్తుంటాయి. అధికారులతో వాదోపవాదములకు దిగడం మంచిది కాదు. వ్యాపారములలో పూర్వపు మిత్రులతో సంబంధం ఏర్పడుతుంది. భాగస్థుల కలయికతో కొంతలాభం పొందుతారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ధర్మకార్యాలు చేస్తారు. వినోద విలాస కార్యములను గూర్చియు, నూతన వస్త్ర ఆభరణముల గూర్చియు ఎక్కువగా ధనం వ్యయమవుతుంది. సుఖసంతోషాలతో గృహస్థ జీవితం గడుస్తుంది.

మీనం

(పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

వ్యయప్రయాసలు అధికంగా కనిపిస్తాయి. ఫలితం మాత్రం బావుంటుంది. మీ బుద్ధి బలంతో జారిపోయిన అవకాశాలను తిరిగి సమకూర్చుకొంటారు. మీ ఆలోచనలన్నీ కార్యరూపం జెంది సంతృప్తిని కలిగిస్తాయి. దైవభక్తి నమ్మకం ఎక్కువవుతుంది. దానధర్మములకై విస్తారంగా ధనవ్యయమవుతుంది. ముందుముందు లాభించే వ్యాపారముల గూర్చి పెట్టుబడులు పెంచగలుగుతారు. సామాన్య లాభములతో మీవ్యాపారాలు ముందుకు నడుస్తాయి. ఉద్యోగములలో కార్యభారం ఎక్కువవుతుంది. అయినప్పటికీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వేతనాభివృద్ధితో కొందరికి బదిలీకాగల సూచన లున్నాయి. శ్రీప్పటతో కూడిన కార్యకలాపాలు సాధ్యమైనంత వరకు మానాలి. శరీర ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మిత్రులతో అభిప్రాయభేదాలు వస్తాయి.

గ్రంథ స్వీకారాలు

శ్రీశైల మల్లికార్జున సుప్రభాతము రచయితలు: 'హరితకవి' శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ, శ్రీపతి పండితారాధ్యుల శరభారాధ్యుడు.

శ్రీశైల మల్లికార్జునుని ఉదయం ప్రార్థించుటకు ఉద్దేశించబడిన చిన్న పొత్తమిది. ప్రభాత సమయ ప్రార్థన కనుకనే దీనికి సుప్రభాతమని పేరు.

యుదాచర్మ వదాకాశం
వేష్టయిష్యంతి మానవా:
తదా శివ మవిజ్ఞాయ
దు:ఖ స్యాంతో భవిష్యతి

అన్న మంత్రోపనిషద్వాక్యం శివారాధన కావించనిదే మోక్షం లేదని సూచిస్తున్నది.

ఈ చిన్ని పొత్తములోని శ్లోక, తాత్పర్యాలు రసవత్తరమైన శైలిలో నున్నవి. శివభక్తులకు అవశ్యపఠనీయమైన ప్రార్థన గ్రంథ మిది. క్రవున్ సైజు 24 పేజీలు. మూల్యం ఎనిమిదణాలు: ప్రచురణ: శైవతత్త్వ ప్రకాశికా కార్యాలయం, సింహాలమేడ, గవర్నర్‌పేట, విజయవాడ—2.

శ్రీశంకర విజయము: (నాటకము) గ్రంథకర్త: శ్రీ కే. కే. అచ్యుతుని వెంకటాచలపతిరావు గారు; వెల: రు. 2—00, ప్రతులకు అచ్యుతుని వెంకట లక్ష్మమ్మ, గ్రామస్వరాజ్య ప్రెస్, గవర్నర్‌పేట, విజయవాడ.

కర్ణుడు (బుర్రకథ) — రచన: సుంకర, వెల: 37 న. పై, ప్రతులకు: విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ.

జ్ఞానసిద్ధాంతం: అనుసరణ: పాములపర్తి సదాశివరావు, వెల: 3—75 న. పై. ప్రతులకు: విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ.

గీతోపన్యాసములు: రచన: బ్రహ్మచారి గోపాల్ వెల: రు 5—00, ప్రతులకు: శ్రీ శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి పోస్టు, చిత్తూరు జిల్లా.

శ్రీకాకానీశ్వరశతకము: గ్రంథకర్త బ్రహ్మ శ్రీ కొమ్మూరి బాలబ్రహ్మానందదాసు: మూల్యం: 62 నయాపైసలు, ప్రాప్తిస్థానము: శ్రీ బాలబ్రహ్మనంద గ్రంథమాల, అధ్యక్షులు: శ్రీ ఓకి సత్యనారాయణ, విశ్వప్రభ, విజయవాడ.

రియల్ డెమోక్రసీ: గ్రంథకర్త: వావిలాల గోపాలకృష్ణయ్య, ఎమ్. ఎల్. ఏ., మూల్యం: 50 నయాపైసలు, ప్రాప్తిస్థానము: అమరావతి ప్రెస్, పబ్లికేషన్: ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్.

చంబల్ చరియలలో వినోబా: రచన: పవణం, వెల: పలుబదియిదు న. పై. ప్రతులకు: సర్వోదయ సాహిత్య ప్రచారసమితి, సామయోగ కార్యాలయం, తెనాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ద్వితీయ ప్రణాళిక—ఆచరణ: రచన: జి. ఎల్లమందారెడ్డి, ప్రతులకు: విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ—2

భారత చరిత్ర పరీక్షా (కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతిముని విరచితమ్) ప్రచురణకర్త: గుంటూరు లక్ష్మీకాంతము, వెల: రు. 6 — ప్రతులకు: గుంటూరు లక్ష్మీకాంతము, యలమంచిలి, విశాఖజిల్లా.

సుధర్మ: రచన: భట్టారం మల్లికార్జునకవి, 'రత్ననివాస్', రామమూర్తినగర్, నెల్లూరు, వెల: రూ 1—50 నయాపైసలు.

తిన్ననిబత్తి: సుడికూర్పరి: బగ్గాం సన్యాసప్పకవి, వెల: ఒకరూపాయి, ప్రతులకు: బగ్గాం సన్యాసప్పకవి, హెడ్మాస్టరు, స్పెషల్ బోర్డు యెలిమెంటరీస్కూలు, రామభద్రపురం, బోనంగి పోస్టు, విశాఖజిల్లా.

శ్రీకామాక్షీపంచశతి: రచన: ముదిగొండ వీరభద్రమూర్తి, వెల: రు 2—4—0, ప్రాప్తిస్థానము: అమరసాహితి, మూడవలైను, మొదటి అడ్డరోడ్డు బ్రాడీపేట, గుంటూరు.

నాప్రభూ! (శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ) శతకము: రచయిత: చొల్లేటి నృసింహశర్మ, రిటైర్డ్ ఆంధ్రాధ్యాపకుడు, హనుమకొండ, వెల: 1—00

శ్రీశైలము: (భక్తిరస సంగీతమాల) రచన: మడిపడిగ బలరామాచార్యులు, వెల: 75 నయాపైసలు, ప్రతులకు: శ్రీ లక్ష్మీకాంత ప్రచురణలు, 1—1—39, లక్ష్మీనారాయణబాగ్, గోల్కొండ చౌరస్తా, హైదరాబాదు—20.

విదురనీతి: సంపాదకులు: పురాణపండ రామమూర్తి, వెల: 75 న. పై. ప్రతులకు: కార్యదర్శి, ఆధ్యాత్మిక ప్రచారక సంఘం, విక్రమహాలు—రాజమండ్రి.

దేశదిమ్మరి: (స్త్రీ పాత్రలేని నాటిక) రచన: పొట్లూరి నాగేశ్వరరావు, వెల: 0—75, ప్రతులకు: ఉదయసాహితీ పబ్లికేషన్సు, విజయవాడ—,

శాక్యసింహ (నాటకం) రచన: కె. వి. రామరాజు, వెల: 1—50, ప్రతులకు: ఉదయసాహితీ పబ్లికేషన్సు, విజయవాడ—1

శతకంఠ రామాయణం : (స్టేజీ నాటకం) : హిందీరచన : తులసీదాస్, ఆంధ్రానువాదం : శ్రీ పత్తిగొడుపు రాఘవరాజు, వెల రు. 1—50 నయాపైసలు, ప్రతులకు : శ్రీ పత్తిగొడుపు రాఘవరావు, ఈమనిపోస్టు, వయా, దుగ్గిరాల, గుంటూరుజిల్లా.

శ్రీ రంగనాథ దేవాలయం

(5 వ పేజీ తరువాయి)

సంక్రాంతి కొకటియు అచట జరుపబడు చుండెను.

మహానవమి యుత్సవము శ్రీ రంగనాచియార్‌కి ఇదేవత పేరిట జరుపబడేది. ఇదిగాక దేవుని బ్రహ్మోత్సవ మేటేట జరిగేడిది. 9 రోజు లుండెడిది.

5, 6 ఉత్సవ దినాలలో దేవుని ఒరయూరు నకూరేగింపుగా తీసుకొని పోవువారు. మధుర నాయక రాజులు గూడ యీ దేవునికొల్చుచుండిరి. ముత్తు వీరప్ప, రాణి ముద్దమ్మగారు సహస్ర నామార్చనలకై రెండు గ్రామములు దేవుని కర్పించెను. ఈమెయే దేవునికొక కిరీటమును చేయించి యిచ్చెను. ఇవి వరుసగా ప్రభవ విభవ సం. లలో (1627—28) జరిగెను.

1652 లో రామానుజ మహాముని యజ్ఞశాల నచట కట్టించెను. విఠ్ఠల దేవరాజ 1544 లో పూజలకై యొక గ్రామ దానమిచ్చెను. కోట చెన్నమనాయడొక మంటపము కట్టించగా, నచట దేవుడు వేంచేయునపుడు పూజలకు 1680 లో కొంతభూమి యేర్పాటయ్యెను. ఆరవీటి విఠ్ఠల రాజు దేవునికి సూర్యచంద్ర వాహనాలు చేయించి రెండు గ్రామములు పూజలకై యొసంగెను. 1545 లో సదాశివరాయల పాలనలో పూర్వరీతి పూజా నిమిత్తమై తాతాచార్యకు రామరాజుగారు చింతామణి గ్రామము నిచ్చిరి. రాయసం వెంకటాజొకటి యిచ్చెను. ఇట్లే వత్సరాజ, పరమేశ్వరశెట్టి, కోయిలాళ్వారను వనిత, హొయిసల రాణి కమలాదేవి, సింగగంగయ, సోమలదేవి, సూంకమహాదేవి, హొయిసల ఉమాదేవి, సాహలభట్టు, అఖిలాండు మొదలగు వారు వివిధ కాలము లందు పూజలకై దానము లిచ్చిరి. ఇంకను జగతాపిరాయరు, విష్ణువర్ధనగోత్రకృష్ణప్ప, రంగశాయి,కోడాయి రవివర్మ, శ్రీ రామభట్టు, నారప రాజు వియ్యరు మొదలైన వారిచ్చిరి. కోదండరామ చతుర్వేది మంగళమనుపేర బ్రాహ్మణాగ్రహారము త్రిభువన చక్రవర్తి (సుందర పాండ్య) కాలములో 208 భట్టులకు (బ్రాహ్మణులు) నేర్పరుపబడి పన్నులు లేకుండా చేసిరి. జగదేకవీర చతుర్వేది మంగళమొకటి ఇట్లే యేర్పడెను. ఇదిగాక రవివర్మ మంగళ మొకటి యేర్పాటయ్యెను. సుందర పాండ్య మంగళమొకటి యిట్లే యేర్పడెను. ఈ దేవస్థలమునకు తిరువరంగ తిరుపతియను పేరు ప్రచారమయ్యెను. కలియుగ రామచతుర్వేది మంగళమొకటి గూడా యీ దేవుని పేరిట నిర్మాణమయ్యెను. ఈరీతిగా బ్రాహ్మణులను విద్యలను, దేవళములను మనరాజులు పోషించు చుండిరి. ఆయా అగ్రహారములలో వివిధ నామములతో దేవాలయములు కట్టింపబడెనుగాని వాని నన్నిటి నిచట తెలుపజాలము. సోమలదేవి యొక్కటే లక్షకాసుల బంగారు పూల వనాలకు, పూజలకు నిచ్చెనట. ఆకలంక నాడాళ్వాన్ వెయ్యి కాసు లిచ్చెను. పరమ పదనాథ, వేణుగోపాల, ధన్వంతరీ విఠ్ఠలేశ్వర యాలయములు స్వర్గ వాస ప్రాకారములో కట్టింపబడియున్నవి. వీని పూజాపురస్కారములకు కొన్ని భూములు దానమీయబడెను. మధురకవి ఆళ్వారాలయము వెళ్ళాల గోపురము, రంగవిలాస మంటపము, తాయారు దేవళమ్ము, శేషగిరిరాయ మంటపము, చంద్ర పుష్కరిణి, కూరత్తాళ్వారు దేవళమూ,మనవాళ మహాముని మఠము అహోబలమఠము మొదలైనవిగూడ యీ దేవాలయమున కనుబంధముగా కనబడుచున్నవి. ఇవి వేర్వేరు దాతలు నిర్మించిరి.

ఇచట యెవరివల్లనో యోగనరసింహస్వామి దేవళముకూడా నిర్మింపబడెను. గరుడాళ్వారు దేవళమును చక్రరాయలను స్నానావళి కట్టించి దేవుని కనేక వస్తువులను చేయించి యిచ్చెను. స్నానావళి ఉత్తమనంబికొక గ్రామమును విజయ భూపతి యొసగెను. ముష్టిమాధుకరమున కిచట ప్రత్యేకశాల లేర్పరచబడెను. కాశ్మీరదేశస్థుడైన యెల్లయ్యార్ అనునతడు 1410 ప్రాంతమున నీ దేవాలయములోనుంచి దేవుని ప్రసాదము ననుభవించు భక్తుడుగా నుండెను. పాలపల్లి నీలకంఠ నాయకుడచట నూతనముగా కట్టింపబడిన సరస్వతీ భండారమున సరస్వతి, వేదవ్యాస, హయగ్రీవ విగ్రహములను ప్రతిష్ఠించి వాని పూజల కేర్పాటు గావించెను. దేవళములందు విద్యాభివృద్ధి కిది నూతన ప్రయత్నము. 1578 లో శ్రీరంగ రాయలు తెప్పతిరునాళ్ల యుత్సవమునకు కొంతభూమి నిచ్చెను. విజయరంగ చొక్కనాథ రాయల పట్టమహిషి మీనాక్షి యొక్క వేదపారాయణ మండపమును గట్టించెను. 2వ ప్రాకారమున యీ దంపతుల నిలువెత్తు విగ్రహమున్నవి. తంజావూరు నాయకుడగు చినచెవ్వప్ప కొడుకు అచ్యుతప్ప నాయకుడుగూడ కొన్ని దానము లిచ్చెను.

1438 లో నిచట దశావతారముల విగ్రహములు ప్రత్యేక ఆలయము, మార తీయాలయము చక్రరాయ స్నానావతి నిర్మించెను. చాలమంది భక్తులు దీపదానముల, నేతికొరకుగాను దేవునికి ఆవులను సమర్పించి శాసనములు లిఖించిరి. చక్రరాయలు 8 యేనుగులను సంపాదించి దేవుని కర్పించెను. ఆరవీటి తిమ్మరాజొకడకు కృష్ణమ్మ 1553 లో దేవునికి మట్టేరియను గ్రామము నొసగెను. ఇతడు సదాశివరాయల పాలనం తడు. రామరాజుగూడ నొకదాన మొసగెను. చొడి అలగాద్రి నాయకుడు 1671 లో కొంతభూమిని దేవుని కిచ్చెను. 1674 లో చిన్నబొమ్మనాయుడు అష్టభుజ గోపాలకృష్ణ ఆలయము నిర్మించి, పూజాదులకొక గ్రామము దానము చేసెను. చొక్కనాథ నాయకుడేర్పరచిన 8వ నాటి బ్రహ్మోత్సవమునకు బసవప్పనాయుడు 1671 లో ఒక గ్రామదాన మిచ్చెను. విశ్వనాథ చొక్కనాథ నాయకుడు 1666 లో 6వనాటి బ్రహ్మోత్సవమున కొక దానమిచ్చెను. ఈరీతిగా యుత్సవ కైంకర్యములు జరిగెడివి. 1842 లో మదరాసులోని పచ్చయప్ప ధర్మములనుండి హిందూ మహాసభ వారు ఇచటి బ్రాహ్మణులకు భోజనము,ఇంగ్లీషు విద్యా వసతులను కల్పించిరి. చొక్కనాథుడు పదహారుస్తంభాల మంటపము ఒక తోటలో కట్టించెను. ఇది సహస్ర స్తంభ మంటపమునకు పడమరగా నున్నది. ఇచట నింకను నవరాత్రి మంటపము, వసంత మంటపము, అచ్యుతరాయ మంటపము, నాగరాజ మంటపము, అభిషేక మంటపము, సిరుప్పరస మంటపము మొదలైనవి కలవు. జనకులగోత్ర ఆంగిరి నాయుడు 1669 లో రెండవరోజ బ్రహ్మోత్సవమునకు భూమి నిచ్చెను. ఇట్లెందరో భక్తులు వ్రాసిన శాసనము లింకను దేవాలయ ప్రాకార గోడ మీద కనబడు చున్నవి. స్థలాభావమున నన్నిటినిచట వ్రాయజాలము.

దేవాలయ మ్యూజియము నందు కొన్ని చక్కని విగ్రహాలు కనబడుచున్నవి. వాని నిచట ఉదాహరించెదను. నాయకరాజుల రాతివిగ్రహాలు అయిదును, కంబరు మహాకవి రాతివిగ్రహమును యీ దేవళమున నున్నవి. ఇవిగాక తంజావూరు నాయక రాజులు, వారి పత్నులు తాలూకా దంత విగ్రహాలు — 3 సెట్లు — విజయరంగ చొక్కనాథ దంపతులవిగూడ నందుండవచ్చును. సదాశివుని విగ్రహము — దంతముతో చేసినది నాల్గు చేతులు కంది పార్వతీ కళ్యాణ దంత విగ్రహము, వల్లీకళ్యాణము దంత విగ్రహము, సీతా రాములు, హనుమత్సమేతము, దంతవిగ్రహము, నటరాజ, పతంజలి, వ్యాఘ్రపాద, శుక్రాచార్య, బలి విగ్రహాలు, హిరణ్యకశ్యపుని చీల్చుచున్న నరసింహ విగ్రహము ఇత్తడిది, అన్నమూర్తి విగ్రహము, — రంగవిలాసముకడనున్న కృష్ణ లయములో నారద విగ్రహము రాతిది. వీణ వాయించు యొక స్త్రీ విగ్రహము, ఇవియన్నియు యెవరు చేయించిరో, చేసిరో తెలియుటలేదు— దశమూర్తుల విగ్రహములు లోహనిర్మితమైనవి ఆలయమున నున్నవి. రంగనాథాలయము రాయగోపురము మిక్కిలి చక్కగా నుండును. ఇంకను కొన్ని గోపురము లున్నవి. దేవరాయల కాలములో యీ దేవునికి 52 గ్రామము లీబడెనని దేవాలయ రికార్డులు తెలుపుచున్నవి. అందు కొన్నిమాత్రమే శాసనములం దున్నవి. గోపురములలో చొక్కప్ప నైవాసల్ గోపురం, నాన్ముగన్ గోపురము, వెళ్ళాలు గోపురము లున్నవి. చక్రట్టాళ్వార్ దేవళ మొకటి, (తిరువాళి ఆళ్వారు) దొకటికలదు. ఈ వైష్ణవ దేవాలయములో ప్రాచీనమునుండి సాత్విక, రాజసభక్తులే యుండువారు. కొన్ని శివాలయము లందున్నట్లచట జంతు, నరబలు లెప్పుడుగాని కానరావు. జైనమతమునందున్నట్లు కొందరు భక్తులు తమంత తాము నిరాహారులుగనో, మరొకవిధముగనో దేవుని సన్నిధి నాత్మార్పణ గావించినట్లు దృష్టాంతములు శాసనములందున్నవి. ఈ దేవునికి నైవేద్యములు, ఫలములు, పూలమాల లర్పించుటలో ప్రాచీన కాలమునుండి ప్రధానము లుగానున్నవి. ఆంధ్రదేశమున ''పూలరంగడ''ను నామ్యము సాధారణముగా వాడుదురు. అది యీ దేవునిబట్టియే యేర్పడెను. పవిత్రమైన కావేరి నదియొడ్డునగల యీ దేవుని ఆలయమును దర్శించి, దేవుని ప్రార్థించి వేలకొలది మనదేశ ప్రజలు తరించుచున్నారనుటలో నసత్యంలేదు— వంశపారంపర్యమున కిచట నొక యుదాహరణము కనబడుచున్నది. జైనులకు వైష్ణవులకు తగాదాలు కలిగి వైష్ణవులు వారిని హింసించుచుండగా బుక్కరాయలువారి నందరిని సమావేశపరచి యట్టివి లేకుండ చేసెను. విజయరంగ చొక్కనాథుడను (1706—32) మధురరాజా శ్రీరంగ మాహాత్మ్యమును వచనములో రచించెను. ఇది యింక నముద్రితముగా నున్నది. మాఘ మహాత్మ్య మొకటి వ్రాసి యతడే శ్రీరంగనాథున కంకిత మిచ్చెను. ఇదియు నముద్రితమే. సుదంతా పరిణయమును వెరిదండ్ల అలగిరిగూడ దేవుని కిచ్చెను. ఈ గ్రంథముగూడ చొక్కనాథుని ప్రోత్సాహముతో నంకిత మీయబడెనట. కోయిలొరుగు అను దేవాలయ చరిత్రము ద్రావిడ భాషలో వ్రాయబడి యున్నది.

యీ దేవునిపేర నింకెన్ని గ్రంథము లితర భాషలలో వెలువడెనో చెప్పజాలము. పెరియాళ్వార్ అనునతడు 15వ శతాబ్దిలో నొక గోపుర మెక్కి, దేవుని పూజలు కొన్ని సరిగా జరుగనందుకు నిరసనగా క్రిందకుదూకి ప్రాణము లర్పించెను. ఆకాలములోనే యిట్టి సత్యాగ్రహము లుండుట గమనింపదగినది. ఈ వ్యాసము వ్రాయుటలో నాకు ఇ. పిలిపోర్క 37, 38 39 సం.లవి, జె. ఎ. హెచ్. ఆర్. ఎస్. సంచికలును ఉపకరించినవి.

శ్రీ జొన్నలగడ్డ శివశంకరశాస్త్రి

శ్రీ శివశంకరశాస్త్రిగారు కృష్ణాజిల్లా దివితాలూకా వినుముక్తేని గ్రామ కాపురస్థులు. స్వర్గీయ జోశ్యుల లక్ష్మీనారాయణశాస్త్రిగారి శిష్యులు. సంగీత విద్వాంసులు. సంస్కృతాంధ్ర భాషా కోవిదులు. రామోపాసకులు. సుమారు ముప్పదీ సంవత్సరములనుండి రామాయణంలో అందులో ముఖ్యంగా అధ్యాత్మ రామాయణంలో నిరంతర కృషిచేసి అందలి లోతుపాతులు కూలంకషంగా తెలుసుకున్న అఖండ ప్రజ్ఞావంతులు నిరాడంబర జీవి. ఋషితుల్యులు.

వీరి అధ్యాత్మ రామాయణ కాలక్షేపాలు పండితపామర రంజకములై ఎన్నాళ్ళు విన్నా వినుగు జనించదు. వీరి కీర్తన పట్టు సంప్రదాయసిద్ధంగా వుండి తెనుగుదనం ఉట్టిపడుతూ ఉండటమే కాక చక్కని క్రమబద్ధమైన కర్ణాట సంగీత ధోరణిలో గానసభవలె ఉంటుంది. వీరి కాలక్షేపానికి అతి విలక్షణమైన ఒక ప్రణాళిక వున్నది. బహుకాల సాధనానుభవ ఫలితంగా ఒక ప్రత్యేక ఫక్కీలో వీరు దాన్ని రూపొందించారు. మొదట రాగతాళ యుక్తంగా పక్క వాద్యాలతో కీర్తన పాడతారు. తరువాత సాహిత్యం ఒక్కొక్క చరణమే పాడి ఆధ్యాత్మిక విషయాలూ, కవిత్వంలోని యింపుసొంపులూ, కథ, భాగం భాగా విస్తరించి, భావయుక్తంగా, మృదుమధుర శైలిలో చక్కని హాస్యరస ధోరణిలో గిలిగింతలు పెడుతూ, మధ్యమధ్య సందర్భానుసారంగా భక్తిరస పోషకములైన త్యాగరాజ కీర్తనలు పాడుతూ శ్రోతలను రసతరంగ డోలికలలో ఉర్రూతలూగిస్తారు. వీరి ఉపన్యాస ధోరణిలో ఎక్కడా పరుషత్వం గాని, అసభ్యతగాని, అసందర్భంగాని, అనౌచిత్యం గాని గోచరించదు.

అధ్యాత్మ రామాయణ కీర్తనలు తెలుగు గేయ సాహిత్యానికి మకుటాయమానములు. వీనిని సుబ్రహ్మణ్య కవి రచించారు. సంస్కృత మూలానికి విశ్వామిత్ర మహర్షి కృతికర్త అని పెద్దలు చెబుతారు. ఈ కీర్తనంలోని కవిత్వం ఉత్తమ శ్రేణికి చెందినది. కమ్మని తెనుగు నుడికారంతో, సహజము సరళము అయిన ధారతో, ఆహ్లాదకరమైన అంత్యప్రాసలతో, కథకనానుకూలమైన నడకలతో, ద్రాక్షాపాకంగా రామాయణ గాథ యావత్తూ రసగుళికల వంటి 108 కీర్తనలలో యిమిడ్చారు. ఇవి లయబద్ధములై బహుళ రాగరంజితములై, సహృదయ హృదయ సంతర్పణ మొనర్చజాలిన కవిత్వ ఖండములు. ఇవి సామాన్యులకు పాడుటకు కొరుకు పడవు. ఎంతో సాధన అవసరం.

ఒకప్పుడు మన ఆంధ్ర దేశమంతటా ఇంటింటా వినిపిస్తూ ఉండేవి ఈ కీర్తనలు. అవి రాను రాను మన కర్ణపుటములకు దూరమైపోయాయి. ఈమధ్య కొందరు ఈకీర్తనలకు సినీమా వరసలు పెట్టి వక్రమార్గాల్లో పాడటానికి ప్రయత్నిస్తున్నారు. అవి కర్ణకఠోరంగా ఉండటమే కాక కవికీ, కావ్యానికీ తీరని అపకృతి చేస్తున్నాయి. ఓపికగా క్రమమైన శిక్షణపొందే ఉత్సాహవంతులు కనబడటం లేదు.

ఇట్టి పరిస్థితుల్లో ఈ కీర్తనలు పూర్తిగా రూపుమాయక మునుపే త్వరపడి శ్రీ శివశంకర శాస్త్రిగారి కాలక్షేపములు టేపురికార్డింగ్ చేయించి రాబోవు తరాలవారికి ఈ సంప్రదాయం అందించడం ఈ తరంవారి ముఖ్య కర్తవ్యాలలో ఒకటి. ఆంధ్రప్రభుత్వం కళాప్రపంచపు బాధ్యతలు నిర్వహించటానికి పూనుకున్నది గనుక దీని విషయంలో తగు శ్రద్ధ వహించి వెంటనే రేడియో రికార్డింగు చేయిస్తుందని ఆశిస్తున్నా.

—డా. శంకర శ్రీరామారావు

రైతులకు, కంట్రాక్టుదారులకు ఒక శుభవార్త!



రుమేనియన్ UTOS-2 సూపర్ ట్రాక్టర్లు

1. రెడీ స్టాక్స్ మావద్ద లభించును. — ట్రాక్టరును కొనుగోలు చేయుడానికి ఇప్పుడు పెద్ద కష్ట పడవలసిన పనిలేదు.
2. మార్కెట్‌లో ఇంతకు ముందెప్పుడూ దొరకనటువంటి ఉత్తమ ట్రాక్టరు—అతి చౌకగా లభ్యం కాగలదు.
3. అన్ని పనులకు ఉపయోగపడే అత్యుత్తమ ట్రాక్టరు.
4. ప్రతి పనికి వినియోగించుకొనుటకు వీలుగాఅధిక బరువులులాగుటకు, వడిగా పోవుటకుమా, స్పెషలుగేర్లు కలిగి, రెండు స్పీడుల బెల్టు పుల్లీ, టిప్పింగు ట్రయిలరు నకుమా, బుల్‌డోజింగు పనులకుమా గూడ ఉపయోగ పడు గేరుబ్లైపుహైడ్రాలిక లిఫ్ట, ఏర్పాటు కలిగియున్నది.

ఆంధ్రప్రదేశ్, మద్రాసు స్టేట్సుకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:

ది విజయ ఎంటర్ ప్రైజెస్

గాంధీనగర్ - విజయవాడ-2.



ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

ఉగాది ప్రత్యేక సంచిక

128 పుటలు వెల 0—50 న. పై.

మా ప్లవనామ సంవత్సర ఉగాది ప్రత్యేకసంచిక అత్యంత మనోహరంగా, ఆహ్లాదజనకంగా తయారవుతున్నది.

ఆంధ్ర, తమిళ, కన్నడ, ఉర్దూ, మళయాళ, బెంగాలీ, మున్నగు భాషల్లో పేరొందిన రచయితల నుండి వెలువడిన ఉత్తమోత్తమ కథానికలతో....

ప్రముఖ కవుల సుందర కవనాలతో....

భావ బంధురమైన వ్యాసాలతో....

కన్నులపండువ చేసే చిత్రాలతో....

పాఠకుల హస్తాల నలంకరింపబోతున్నది.

కనుక ఏజెంట్లు త్వరపడి ముందుగా తమకాపీలు రిజర్వు చేసుకోవలెను.

గడువు దాటిన పిమ్మట కాపీలు అందజేయబడవు.

ముందుగానే కాపీలకు ఆర్డరిచ్చి పాఠకులకు అందజేయడం మీ బాధ్యత.

మా ప్రత్యేకసంచిక ఇంటింటా పండుగలో పండుగ చేయగలదు.

సర్క్యులేషన్ మేనేజరు.

ఆంధ్రప్రభ

ప్లవ సంవత్సర పంచాంగం

ఆంధ్రప్రభ ప్లవ సంవత్సర పంచాంగాన్ని యథాతథంగా ఈ ఏడు కూడా ప్రచురిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. తెలుగు ఉగాది మార్చి 17 న అవుతుంది. ఆలోగానే, అంటే ఫిబ్రవరి నెలాఖరునాటికే ప్లవ సంవత్సర పంచాంగం విక్రయానికి సిద్ధంగా ఉంటుంది.

హిందువులకు పంచాంగం అత్యంత ముఖ్యమైనది. సుప్రసిద్ధ సిద్ధాంతి శ్రీ కె. ఎన్. రామమూర్తిశర్మగారు ఈ పంచాంగాన్ని తయారుచేశారు.

తెలుగులో ఆంధ్రప్రభ పంచాంగానికి ఎప్పుడూ అత్యంత ఆదరాభిమానాలు ఉంటూన్నవి. ఒక ప్రతి వెల : 25 నయాపైసలు మాత్రమే. ఈసారి కూడా తెలుగు ప్రజలు అటువంటి ఆదరాభిమానాలనే వ్యక్తపరుస్తారని విశ్వసిస్తున్నాము.

సర్క్యులేషన్ మేనేజరు.





రూపవాణి

సమీక్ష:

రాజ్‌కపూర్ ఫిలింస్:
జిస్ దేశ్ మే గంగా బహతీహై

బొంబాయి లెడు కాలం, ధనం, ఓపిక వెచ్చించి భారీఎత్తున, వ్యాపారసరళిలో నిర్మించిన బొంబాయి వాళ్ళ ఉత్తమచిత్రం 'జిస్ దేశ్ మేఁ గంగా బహతీహై' లోగడ రాజ్‌కపూర్ నిర్మించిన చిత్రాల కోవకు చెందినదే అయినా వాటికంటె ఈ చిత్రం మరింత భారీఎత్తున, ఇంకా ఆకర్షణీయంగా నిర్మించబడింది. ఆ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు ఈ చిత్రం మరింత సంతృప్తికరంగా వుంటుంది. ప్రబోధాత్మక చిత్రమనీ, వాస్తవికత ఉట్టిపడేటట్లు చిత్రీకరించారనీ ఇంతకాలం ఈ చిత్రాన్నిగురించి జరిగిన ప్రచారాన్ని దృష్టిలో వుంచుకోకుండా చూస్తే మూడుగంటల కాలక్షేపాని కేమీ కొదువ వుండదు.

ఆదర్శాలు, ప్రబోధాలు, కలిపి వేసిన మేలి ముసుగు నొకదాన్ని ఈచిత్రం అసలు స్వరూపానికి పైన ఆచ్ఛాదనగా వేశారు (అగ్రశ్రేణి బొంబాయి నిర్మాతలంతా చేస్తున్నదిదే). ఆ మేలి ముసుగు మాటునే ఈ చిత్రం అందం, ఆకర్షణ. అది తొలగించిచూస్తే, బొంబాయివాళ్ళ సెక్సు, క్రైమ్. ముసుగు తీయకుండా పైపైన చూసి 'మంచిచిత్రం అంటారు' ఒక వర్గం ప్రేక్షకులు. ఎక్కడ సెక్సువాసన పొడచూపినా ఇట్టే పసికట్టగల మెజారిటీ రసికప్రేక్షకులు అసలు స్వరూపాన్ని చూడగలుగుతారు. చూసి ఆనందిస్తారు.

కానీ, చిత్రం అసలు స్వరూపాన్ని చూచి, ప్రబోధాత్మకచిత్రం లక్షణాలు మచ్చుకైనా ఇందులో లేవని పెదవివిరిచే ప్రేక్షకులు బహు కొద్దిమందిమాత్రమే వుంటారు.

సెక్స్‌తో, క్రైమ్‌తో 14 రీళ్ళపాటు ప్రేక్షకులను వివరీతంగా రెచ్చగొట్టి పదిహేనో రీలులో తెంచవసాయంగా పశ్చాత్తాపపడి, నీతివాక్యం పలికి, లెంపలువేసుకుంటున్నాయి మెజారిటీ హిందీచిత్రాలు. 'జిస్ దేశ్ మే...' చిత్రంలో ఆ లక్షణాలు లేకపోలేదు.

అసలు ప్రయోజనాత్మక చిత్రాల స్వరూపమే వేరు. వాటి చిత్రీకరణ సంవిధానం ఇందుకు పూర్తి విరుద్ధంగా వుంటుంది. డాక్యుమెంటరీ చిత్రాలవలె వాస్తవికంగా ఉంటాయి అవి. ఉదాహరణంగా చెప్పాలంటే సత్యజిత్‌రాయ్ చిత్రాల ధోరణిలా వుంటాయి.

డాక్యుమెంటరీ సంవిధానంలో చిత్రాన్ని నిర్మిస్తే ఆర్థికంగా విజయం చేకూరక పోవచ్చును. అందుకని, వ్యాపారదృష్టితోనే నిర్మించదలచుకున్నప్పటికీ మధ్యేమార్గం ఒకటి వున్నది. శాంతారాం, బిమల్‌రాయ్ వంటి రెండవరకం దర్శకులు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. చెప్పదలచుకున్న విషయంనుంచి ప్రేక్షకులదృష్టిని అనంద శృంగారంమీదకు మళ్ళించరు వారు.

దుష్టులను ద్వేషించరాదనీ, ప్రేమాహింసలతో వారిహృదయాలను జయించి, సమాదరంగా సమాజంలోనికి ఆహ్వానించి, మంచిమార్గంలోనికి మళ్ళించాలనీ ప్రబోధించటం ఈ చిత్రం లక్ష్యం.

బందిపోటుల జీవితం ఎంత హీనమయినదో, ప్రమాదభరితమయినదో చిత్రించటం ఈ చిత్రం ఉద్దేశం.

ఇందులో నాయకుడు పరమసాధువు. కల్లాకపటం ఎరుగని అమాయకుడు. స్వచ్ఛమయిన భారతీయుడు. సనాతనుడు. అనాథుడు. దేశద్రిమ్మరి. ఒక పాతలాంతరు (విజ్ఞానజ్యోతి), ఒక డప్పు (కర్తవ్యాన్ని చాటిచెప్పేసాధనం) అతనికున్న ఆస్తులు. అతను బందిపోటువాడలో చిక్కుకుంటాడు. హింసలపాలవుతాడు. అయినా బెదిరి పారిపో

శ్రీ ఎన్. టి. రామారావుకు విజయవాడలో ఇటీవల శ్రీ చింతపల్లి వెంకట కృష్ణారావు విందుచేసిన సందర్భంలో

లేదు. అందరినీ మచ్చిక చేసుకున్నాడు. అందరి ప్రేమనూ చూరగొన్నాడు. వారిలో పరివర్తన తీసుకువచ్చాడు. కొత్తజీవితానికి బాట చూపించాడు. వారందరూ తమంతట తాము పోలీసులకు లొంగిపోయేటట్లు చేశాడు.

ఇంత చక్కని ఇతివృత్తం తీసుకున్న దర్శక నిర్మాతలు అసలు చెప్పదలచుకున్న విషయంపై దృష్టిని కేంద్రీకరించలేకపోయారు. వారిదృష్టి శృంగారంమీదకు మళ్ళింది. 16½ వేల అడుగుల నిడివిగల ఈ చిత్రంలో అధికభాగం శృంగారం, నృత్యాలు, పాటలు ఆక్రమించుకున్నాయి. కథానాయకునికి ప్రేమవ్యవహారం, పెళ్ళి ఏర్పాటు చేశారు. శృంగారంకూడా మోతాదు మీరింది.

బందిపోటు జీవితం చీకు, చింతాలేని ప్రశాంత జీవిత మనిపించేవిధంగా ఆకర్షణీయంగా ఆటపాటలూ, సర్కస్ వినోదాలూ గుప్పించారు.

వినోబా భావే సిద్ధాంతాలనుచిత్రీకరించటంకంటె ఎక్కువగా ఆయనకు అభ్యంతరంకాగల సన్నివేశాలను అనేకం ప్రవేశపెట్టారు. ఈ ప్రయోజనాత్మకచిత్రాన్ని దాదాపు రెండు వేల అడుగులవరకు సెన్సారువారు కట్‌చేసినట్లు

నిర్మాత :	రాజ్‌కపూర్
దర్శకుడు :	రాధూ కర్మాకర్
రచన :	అర్జున్‌దేవ్ రష్క్
సంగీతం :	శంకర్, జైకిషన్
ఛాయాగ్రహణం :	తారాదత్
పాటలు :	శైలేంద్ర, హస్రత్‌జైపురి
నేపథ్యగానం :	ముఖేష్, లతా, ఆశా, గీతాదత్, మన్నాడే, మహేంద్ర కపూర్
తారాగణం :	రాజ్‌కపూర్, పద్మిని, ప్రాణ్, లలితాపవార్, రాజ్‌మెహ్రా, తివారీ, చంచల్, నానాపల్సికర్ వగైరా...

వినికిడి. ఆ కట్‌చేసినభాగంలో ఎటువంటి దృశ్యాలు వుండి వుంటాయో ఊహించటం అంతకష్టం కాదు. వాటిని కట్‌చేయటంవల్ల చిత్రంలో ఎటువంటి ఒడిదుడుకులూ ఏర్పడలేదు. గమనం సాఫీగానే సాగింది. అంటే కట్‌చేసిన భాగాలు అంత అనవసరమయినవి అన్నమాట. తమ ప్రబోధం మీద ప్రేక్షకులదృష్టిని కేంద్రీకృతం చేయా లనుకున్నప్పుడు అందమయిన పడుచు అమ్మాయి

'జిస్ దేశ్ మే...' చిత్రంలో పద్మిని

వీరసామ్రాజ్యం

అరవ తెలుగు చిత్రం. అందులోను డబ్బింగ్ చిత్రం. అసలైన జానపద వంటి చరిత్రాత్మక చిత్రం—ఎలావుంటుందో వూహించడం అంత కష్టంకాదు. అందుకే మరీ అమాయకులకు తప్ప ఎవరికీ ఆశాభంగం కలగదు. అథవా కలిగినా అది నిర్మాతల తప్పుకాదు. తమ తప్పేనని ఒప్పుకొని లెంపలు వేసుకుంటారు. ''బాబా! ఈచిత్రం ఎంతగొప్పగుణపాఠం (దురాశ దుఃఖము చేటు) నేర్పింది!'' అని ముక్కుల మీద వేళ్ళు వేసుకుంటారు.

ఏరసరాజా అండ్ కంపెనీవారు నిర్మించిన ''వీరసామ్రాజ్యం'' చిత్రం తెలుగు డబ్బింగ్ చిత్రాల స్థాయికి ఏకలువా వుంది. ఈచిత్రాన్ని

దర్శకుడు:	యోగానంద్
సంగీతం:	పామర్తి
రచన:	పల్లాది
ఛాయాగ్రహణం:	సెల్వరాజ్
తారాగణం:	వైజయంతిమాల, జెమినీ గణేశన్, ఎస్.వి. రంగారావు, బి. సరోజాదేవి, బాలయ్య, రాగిణి, కమలాలక్ష్మణ్ వగైరా.....

విశేషంగా ఆదరించి, రజతోత్సవం చేయించారంటే తమిళుల అభిరుచి ఎంతలో వున్నదో తెలుస్తున్నది.

పగవాని కుమారునికి తన కూతురు నిచ్చి వివాహం చేసిన విశాలహృదయుడు పల్లవ చక్రవర్తి నరసింహవర్మ కథ ఇది.

ఈచిత్రంలో ప్రేక్షకులను ఆకర్షించగల అంశాలు:

దర్శకుడు, సాంకేతిక నిపుణులు సమర్థులైతే మళ్ళీ 'మల్లీశ్వరి' వంటి కళాఖండాన్ని నిర్మించడానికితగినకథావస్తువు ఇందులో వున్నది. నిరుపమానమైన శిల్పకళాక్షేత్రం మహాబలిపురం ఈచిత్రానికి గొప్ప వాతావరణాన్ని చేకూర్చిపెట్టింది. డబ్బింగ్ చిత్రం కనుక కొంత మార్జిన్ వదిలిపెట్టి చూస్తే పల్లాది వారి మాటలు చాలా సంతృప్తికరంగా వున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం—అగ్రశ్రేణి నటీనటులున్నారు.

ఈచిత్రంలోని లోపాలు, దీన్ని డబ్బింగ్ చిత్రంగా కాక మూలచిత్రంగా—అంటే కళ్ళు తెరుచుకొని, చెవులు మూసుకొని పరిశీలిస్తే దర్శకత్వంచాలాపేలవంగా వున్నట్లు తెలుస్తుంది. చిత్రం మందకొడిగా, నాసుథుగా నడిచింది. జవం, వేగం మచ్చుకైనా కనపించవు. కనీసం తర్జుమా చేసేటప్పుడైనా మూడోవంతు నిడివి తగ్గిస్తే కొంత బావుండేది. పాటలు మరీ వికృతంగా, విడ్డూరంగా వున్నాయి. ఒక్కపదమైనా అర్థంకాదు. పూర్తిగా అరవయాసతో కూడివున్నాయి. ఈలోపం లేకుండా చేయాలంటేపాటకురాగం మార్చివుండవలసింది. పెదవుల కదలికలకు అనుగుణంగా మాటలను కూర్చినట్లే, స్వరాలను కూర్చవలసి వుంటుంది. అది చాల ఓరిక, ఓపిక, ప్రతిభ, డబ్బుతో కూడిన పని. ఆ నాలుగూ వుంటే పరసరి తెలుగు చిత్రమే తీసివుందురుగా అంటారు మన నిర్మాతలు.

పైన చెప్పిన లోపాలు ఈచిత్రానికే కాదు. మొత్తం తెలుగుడబ్బింగుపరిశ్రమకేవర్తిస్తాయి. అతో నిమిత్తం లేదు. కథానాయకపాత్ర బొత్తిగా అనవసరం.

మరొక కోణంనుంచి చూడగలిగితే ఈ చిత్రం కావలసినంత వినోద మిస్తుంది. శంకర్ జైకిషన్ సంగీతంలో భారతీయత అవసరమయినంత లేకపోయినా, పాటలన్నీ హాయిగా ఉన్నాయి. పాటల వరసలకంటే వాద్యసమ్మేళనం మరింత మెచ్చుకోతగ్గవిధంగా ఉంది. ఛాయాగ్రహణం చాలా గొప్పగా వుంది.

కథానాయకుడుగా రాజ్‌కపూర్ తనమామూలు తరహాలో నిరాడంబరంగా, చక్కగా నటించాడు. బందిపోటు నాయకుని కూతురుగా కథానాయకున్నే ప్రేమించిన పడుచుగా పద్మిని చాలా అందంగా వుంది. అందాన్ని, లావణ్యాన్ని ప్రదర్శించటంతప్ప మరొక ప్రయోజనం ఏమీ ఆ పాత్రకు లేదు. ప్రాణ్, తివారీ, చంచల్, లలితాపవార్ మున్నగువారంతా చక్కగా నటించారు.

దర్శకత్వం వహించటం ఇదే తొలిపర్యాయం అయినా, రాధూ కర్మాకర్ వివిధదృశ్యాల చిత్రీకరణలో ఎంతో ప్రతిభను, సౌలభ్యాన్ని ప్రదర్శించాడు. ఆదినుండి అంతం వరకు అడుగుమేరనైనా విసుగుపుట్టకుండా కథను వేగంగా, జవంగా నడపగలిగారు. క్లైమాక్సులో లక్షలాది సైనికులు బందిపోటులను ముట్టడి జరిపిన దృశ్యాన్ని చిత్రీకరించటంలో ఆయన అసాధారణమైన ప్రజ్ఞను చూపారు.

ఈ చిత్రం విజయవాడ శ్రీనివాసమహల్‌లో మొన్న 24 వ తేదీన విడుదల అయింది. నవయుగ వారు ఇటీవల ఈ చిత్రాన్ని పత్రికాప్రతినిధులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.

ప్రతిఒక్కరూ ఒకసారి తప్పక చూడదగిన చిత్రం ''జిస్ దేశ్ మే గంగా బహతీహై.''

—సారథి

'మహాత్మా గాంధీ' డాక్యుమెంటరీ చిత్రం

గాంధీ స్మారకనిధి పర్యవేక్షణ క్రింద నిర్మింపబడుతున్న ''మహాత్మాగాంధీ'' డాక్యుమెంటరీ చిత్రం 1963 సంవత్సరాంతానికి పూర్తి కాగలదనీ, అటుపిమ్మటనే ఈచిత్రం ప్రదర్శనకు అవసరమయిన ఏర్పాట్లు గావించబడతాయనీ, రేడియో, సమాచార మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ నందచంద్రాజోషి ఇటీవల లోకసభలో తెలియజేశారు.

కలం స్నేహం

సభ్యుల లేఖలకు జవాబులు: కొత్తస్నేహితుల పేర్లు

22. కుమారి జి. లక్ష్మి : కేరాఫ్ శ్రీ గోరా శాస్త్రిగారు, 49, జీరా. సికింద్రాబాద్, వయస్సు 15 సం. సరదాలు : రేడియోలు వినడం, కలం స్నేహం చెయ్యడం, పత్రికలకు కథలు పంపడం. *చిట్టితల్లీ! నీ పేరుకూడాచేర్చుకున్నాను. సోదరులకు చెల్లెళ్ళు లేఖలు వ్రాయవచ్చు. వ్రాయకూడదనే నిబంధన లేదు. నువ్వుకూడా కథలు పంపవచ్చు.

23. పి. ఎలిజీ సుకుమారి కేరాఫ్ మిసెస్ రోజ్ జ్ఞానమణి 8/4 ఫోర్ట్, కర్నూల్. వయస్సు 15 సం. ఆడపిల్లలతోనే ఈ అమ్మాయి కలం స్నేహంకోరుతున్నది. సరదాలు:ఏకాంతానవుంటూ ప్రకృతిదృశ్యాలు చూడటం, బొమ్మలు సేకరించి ఆల్బం తయారుచేయటం, ఆశయం : ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసైనాక డాక్టరు పరీక్షకు చదవటం. *అమ్మాయీ ! నీ ఆశయాలతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తాను. నువ్వు డాక్టరువు కాగలవనే నా విశ్వాసం.

24. డి. జమున, ఎస్. ఎస్. ఎల్. సి. వి సెక్షను, ఎస్. కె. వి. హైస్కూలు, కూచిపూడి, తెనాలి తాలూకా, గుంటూరుజిల్లా, వయస్సు : 15 సం. సరదాలు : పుస్తక పఠనం, పత్రికలకు కథలు వ్రాయడం, *చిట్టితల్లీ! చిన్నవి, మంచివి కథలు పంపవచ్చు. నీ చదువు, ఆటపాటలు, ఆరోగ్యం వీటిని గురించి వ్రాయవచ్చు. ఆడపిల్లలతోనే ఈ అమ్మాయి స్నేహం కోరుతూ ఉంది.

25. ఎస్. కృష్ణవేణి, కేరాఫ్ శింగరాజు వెంకటసుబ్బయ్య, కేదారేశ్వరపేట, విజయవాడ 2. వయస్సు: 13సం. *కథలు చదవటంఅంటే అంత యిష్టమా తల్లీ ! చదవని పుస్తకం చూస్తే వదలవన్నమాట. నీలాగే మంచి నవల కనుపిస్తే, పూర్తిగా చదివేదాకా నేను నిద్రపోను. నేను మంచి సినిమాలు చూట్టం, ఇంగ్లీషు నవలలు చదవటం,రేడియోలోఫిలింపాటలువినటం అంటే చెవి కోసుకుంటాను.

26. పులిపాటి శాయి, కేరాఫ్ శ్రీ పులిపాటి లక్ష్మీనారాయణ, యాక్టర్, రామలింగేశ్వరపేట, పులిపాటివారి వీధి,తెనాలి, వయస్సు 15.మెట్రిక్


చిరుతప్రాయంలోనే మృదంగ వాద్యంతో మన్నన లందుకొంటున్న గుడిపాటి వెంకట సుబ్బరాయశర్మ

చదువుతున్నాడు. రాజకీయాలు తెలుసుకోవటం, సైంటిఫిక్ విషయాలు చదవటం, ఇష్టం. *బాబూ! నీ దస్తూరి నువ్వు అన్నంత బాగా లేకపోలేదు. నిన్నుకూడా సభ్యునిగా చేర్చుకున్నాను. నీ నెంబరు 26. పులిపాటి వెంకటేశ్వర్లుగారు నీకు ఏమవుతారు ? నటుడు నాన్నా ! ఆయన్ను నేను బాగా ఎరుగుదును.

27. అప్పసాని నారాయణరావు, కేరాఫ్ చంద్రకాంత్‌రూప్‌చంద్, గంగావతి,రాయచూర్ జిల్లా, మైసూరు స్టేట్, ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసయినాడు. ఇంగ్లీషు, తెలుగు, తమిళం, కన్నడం, వచ్చు. వయస్సు 19 : సరదాలు : ఇతరభాషలు నేర్చుకోవటం, రేడియో వినడం, కుట్టుపని, డ్రాయింగు వేయడం, విషాదగీతాలు వినడం, పత్రికలు చదవటం, *బాబూ! నువ్వు ఆలస్యంగా వ్రాసినందుకు ఏమీ అనుకోలేదు. 19, 20 ఏండ్ల స్నేహితులను కూడా పరిచయం చేస్తాను. నువ్వు యిన్ని భాషలు నేర్చుకోవటం నాకు చాలా సంతోషం కలిగించింది.

28. కురుమద్దాలి రామకృష్ణ కేరాఫ్ ఫ్యూపుల్స్ అసోసియేషన్, సత్యనారాయణపురం, విజయవాడ—2 వయస్సు 16. సరదాలు: స్టాంపు కలెక్షను, కథలు వ్రాయటం, ఆల్బం, మేగజేన్ కలెక్షన్.

29. ఎం. వి. వి. బి. రామలింగేశ్వరశర్మ : కేరాఫ్ ఫ్యూపుల్స్ అసోసియేషన్, సత్యనారాయణపురం, విజయవాడ—2. వయస్సు 16.స్టాంపు, ఆల్బం సేకరణ, ఆటలు బ్యాడ్‌మింటన్ సరదాలు

30. డి. ఆంజనేయులు వయస్సు; 16. పిక్చర్స్, స్టాంపు, ఆల్బం సేకరణ, ఫ్యూపుల్స్ అసోసియేషన్, సత్యనారాయణపురం, విజయవాడ 2.

31. కె. గోపాలకృష్ణప్రసాద్, వయస్సు 16, నాటకాలలో నటించడం, పత్రికల సేకరణ, కేరాఫ్ ఫ్యూపుల్స్ అసోసియేషన్, సత్యనారాయణపురం, విజయవాడ —2.

32. కురుమద్దాలి జానకీదేవి కేరాఫ్ శ్రీ టి. రామమూర్తి, ఆత్మకూరు, గన్నవరం తాలూకా. కృష్ణాజిల్లా.

33. అల్లాడ సుందరరావు, నివగాం, పయాహింపుండలం, శ్రీకాకుళంజిల్లా, వయస్సు:16 ఎస్. ఎస్. ఎల్. సి. విద్యార్థి.

34. యద్దనపూడి గోపాలకృష్ణప్రసాద్, యద్దనపూడి. *తమ్ముడూ ! కాట్రగడ్డ విష్ణు మొగల్రాజపురం, విజయవాడలోనే వుండేవాడు, రెండునెలలు బాపట్లలో వుంటానని ఉత్తరం వ్రాశాడు.

35. ఏ. భాగ్యలక్ష్మి, డి. సౌభాగ్యలక్ష్మి, సరిన పట్నం, సరదాలు; అల్లిక, కుట్టుపని, రేడియో వినటం, సినిమాలు చూడ్డం.

36. వై. రాంబాబు, బి. ఎ., కేరాఫ్ కె. సుబ్రహ్మణ్యం, పామిడికుదురు, రాజోలు తాలూకా, తూర్పుగోదావరిజిల్లా, వయస్సు 19 సం.సరదాలు: బాడ్మింటన్, కథారచన.

37. వై. భాస్కర్, ఫిఫ్త్‌ఫారం, వయస్సు 15 సం. కేరాఫ్ యిద్రగిన సత్యనారాయణమూర్తి, పామిడికుదురు, రాజోలు తాలూకా, తూర్పుగోదావరిజిల్లా, సరదాలు: బాడ్‌మింటన్, నాటకాలు, గాయింగు

38. ఏ. వి. మాధవ మోహనరావు, కేరాఫ్ శ్రీ ఏ. వి. మోహనరావు,ఏజంటు, స్టేట్‌బ్యాంకు, రాజమండ్రి. సరదాలు : క్రికెట్‌ఆట, కామెంటరీ వినటం.

39. నాగేశ్వరరావు బాల్సి కేరాఫ్ శ్రీ సి. విశ్వనాథంగారు, 15—16—544 సింబిపేట, విజయవాడ –1, సినిమాలు చూడ్డం, కథలు వ్రాయటం, సైక్లింగు, వార, దినపత్రికలు చదవటం,

40. హనుమంతరాజు, రఘుపతి ట్యుటోరియల్ కాలేజీ, గవర్నరుపేట, విజయవాడ 2. వయస్సు 17 సం. సరదాలు: చదువు, సినిమా, పేపర్లు చదవటం సైకిలు తొక్కుట.

41. దేవపట్ల కృష్ణారెడ్డి, 288 ఎల్లాబాయి లేన్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. వయస్సు 14 సం సరదాలు : కథలు వ్రాయడం, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం.

(వచ్చేవారం మరికొందరి పేర్లు)

విజ్ఞానవీధి (ప్రశ్నలకు జవాబులు)

1. ద్రెజర్ ఐలెండ్ (స్టీవెన్‌సన్) రెడ్‌గాంట్లెట్ (స్కాట్), మోబీడిక్ (మెల్విల్లి)
2. చార్లెస్ డికెన్స్.
3. ఆర్నాల్డ్ బెన్నెట్
4. అగాథా క్రిస్టి
5. ఇటాలియన్ ఫాసిస్టు ఉద్యమం.

బాలవినోదం

మూడు మంచి పనులు

మొదట బ్రహ్మదేవుడు అనేకరకాల ప్రాణుల్ని సృష్టించాడు. అలా సృష్టింపబడిన ప్రాణులు మరల బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అనేక కోర్కెలను కోరాయి. బ్రహ్మకూడ సాధ్యమైనంత వరకు వాటి కోర్కెలను చెల్లిస్తూ వచ్చాడు.

బ్రహ్మసృష్టించిన ప్రాణుల్లో గోరువంక కూడ ఒకటి. మొదట అది అందముగా ఉండేది కాదు. వికారంగా ఉండేది. మిగతా ప్రాణుల వలె తను కూడ బ్రహ్మదేవుని సందర్శించి అందమైన రూపమును పొందవలెనని గోరువంక ఆశించింది. వెంటనే బ్రహ్మదేవుని వద్దకువెళ్ళి ''ప్రభో! నీవారు నన్ను వికారముగా సృష్టించారు. నన్ను చూసి అందరూ ఎగతాళి చేయుచున్నారు. దయచేసి అన్ని పక్షులలో లేనట్టి ఒక ప్రత్యేక గుణము నాకు కలుగు నట్లు వర మివ్వండి'' అని ప్రార్థించింది.

ఎప్పుడూ ప్రాణులకోర్కెలను తీర్చివుండుట వలన క్రొత్తవరములను కోరువారి సంఖ్య ఎక్కువైనది. అందుచే బ్రహ్మ గోరువంకను చూసి ''నీవు కోరినట్లే వరమిస్తాను. కాని నీవు ఎవరికీ బాధకలిగించకుండా మూడుమంచి పనులు చేయాలి. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది'' అన్నాడు.

గోరువంక విచారంతో అడవిలోనికి వచ్చింది. ''దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించుట మంచి పని. కాని అలాచేస్తే దుర్మార్గులకు బాధకలిగించినట్లవుతుంది. బ్రహ్మదేవుడు ఎవ్వరికీగాని బాధకలిగించకూడదని చెప్పాడు. ఇదికాక ఇంకా సాధ్యమయ్యేవి యేమా?'' అని విచారించ సాగింది. ఆ అడవిలో ఒక చిన్న చెట్టుమీద కూర్చొని కర్తవ్యాన్ని గురించి ఆలోచించ సాగింది.

ఇంతలో హఠాత్తుగా చెట్టుక్రింద ఒక దృశ్యం కనపడింది. కొన్ని చీమలు ఒక పురుగును పట్టుకొని చంపుటకు ప్రయత్నిస్తూవున్నాయి. ఆ పురుగు బాధతో గిలగిలా తన్నుకొంటున్నది. వెంటనే గోరువంక చెట్టు దిగి చీమలవద్ద వ్రాలింది. వాటిని చూసి ఆ గోరువంక ''మిత్రులారా! ఆ పురుగును వదలండి. మీకు ఆకలిబాధ కలుగ కుండుటకై నన్ను తినండి.'' అన్నది. ఆ మాటలువిన్న చీమల హృదయం ద్రవించింది. అవి గోరువంకతో ''మిత్రమా! నీత్యాగబుద్ధికి సంతోషించాము. పురుగును వదలెదము. నీశరీరము మాకాహారముగా వలదు. మేము గింజలను తిని జీవిస్తాం'' అని పలికి పురుగును వదలి వెళ్ళిపోయాయి.

అప్పుడు గోరువంక సంతోషంతో బ్రహ్మవద్దకువెళ్లి తాను చేసిన మొదటిమంచిపనిని గూర్చి చెప్పింది. బ్రహ్మసంతోషించి ''మిగిలిన రెండు మంచి పనులను చెయ్యి. నీవుకోరిన వరమిస్తాను'' అన్నాడు.

ఏమిచేయడానికి తోచక ఆ గోరువంక సమీపమున గల పల్లెల ని ఒకకగుడిసెపై వ్రాలిఆలోచించసాగింది. ఆ గుడిసెలో ఉంటున్నది ఒక బ్రాహ్మణకుటుంబము. వారు మిక్కిలిబీదవారు. ధర్మాత్ములు. తమకు లభించినదాంట్లో సగం అతిథుల సత్కారానికిఉపయోగించేవారు. భిక్షగాండ్రను ప్రేమతో ఆహ్వానించేవారు. గోరువంక వారి పరిస్థితిని సంపూర్ణంగా గమనించింది. ఎలాగైనా వారికి సహాయం చేయదలచింది.

ఆలోచిస్తూ ఆ గోరువంక ఒకపల్లెను చేరుకొంది. ఆ పల్లెలో ఒక విచిత్రాన్ని గమనించింది. ఒకడు ప్రతిబ్రాహ్మణుని పరిశీలించుచు ఏవో కొన్ని ప్రశ్నలడిగేవాడు. వారి జీవనవృత్తాంతాన్ని అడిగేవాడు. కాని తృప్తినొందక వారిని వదలి వేరొక బ్రాహ్మణునికై చూస్తుండేవాడు. గోరువంక అతనినిచూచి చెంతకు జేరి ''సంగతేమి'' టని ప్రశ్నించింది. అతడు గోరువంకతో ''నేనొక ధనికుడను. నాకు లోలేదంత డబ్బుంది. అందుచే కొంత సద్బ్రాహ్మణునికి దానం చేయ దలచాను. కాని ఒకనిలోనైనను పూర్తిగా మంచిగుణములు కనిపించుటలేదు'' అని చెప్పాడు. అప్పుడు గోరువంక ఆ ధనికునితో ''అట్లే బ్రాహ్మణుని నేను చూపిస్తాను. రండి!'' అని పిలుచుకొనిపోయి గుడిసెలో నివసించుచున్న బ్రాహ్మణుని చూపింది. ఆ ధనికుడు రెండు రోజులనుండి ఆ బ్రాహ్మణుని గుణగణాలను బాగుగా పరిశీలించి సంతోషముతో తనకున్న ధనములో కొంత అతని కిచ్చాడు. దానితో ఇరువురు తృప్తిచెందారు.

గోరువంక రెండవసారి బ్రహ్మవద్దకువెళ్లి తాను చేసిన రెండవ మంచిపనిని వివరించింది. బ్రహ్మసంతోషించి మూడవ పనిని గూడ పూర్తి చేసికొని రమ్మన్నాడు.

''ఇక ఒకమంచిపనిని చేస్తే నేను కోరిన వరమిస్తాడు బ్రహ్మదేవుడు. రెండుపనులనుఎలాగో నెరవేర్చాను. ఏమిచేయాలి?''అని ఆలోచించసాగింది గోరువంక. హఠాత్తుగా అది అనేకపక్షులు, జంతువులు ఆర్తనాదం చేస్తూ పరుగెత్తుతుండడం చూసింది. గోరువంకవెంటనే జరిగినది తెలుసుకొనుటకై పరుగెత్తింది. ఒక చోట అగ్నిప్రజ్వరిల్లి చుట్టుపట్ల నున్న చెట్లను, గడ్డిని కాల్చివేస్తున్నది. చెట్లమీది పక్షులు, పొదలలో నివసించు జంతువులన్నియు ప్రాణభీతిచే పరుగెత్తసాగినవి. ఒకచోట ఒక పక్షిపిల్ల దిక్కుతెలియక అరువసాగింది. దాని చుట్టుఅగ్ని క్రమ్ముకొనివున్నది. అగ్ని అంతకంతకు ఆ పక్షిపిల్లను సమీపిస్తున్నది. దాని తల్లి దండ్రులు చేయునదిలేక విలపించసాగారు. గోరువంక ఈ దృశ్యాన్ని చూసింది. దాని హృదయం కరిగిపోయింది. ''ఇప్పుడు త్యాగం చెయ్యకుంటే బ్రతికి ఏమి ప్రయోజనం'' అని అనుకొంది. అగ్ని ఆ పక్షిపిల్లను సమీపించింది. ఆ పక్షిపిల్ల ఎగురలేదు. వెంటనే గోరువంక మంటలను లెక్కచేయక పక్షిపిల్ల దగ్గరవాలింది. దానిని ముక్కుతో కరచుకొని రివ్వున గాలిలోకి ఎగిరింది. గోరువంక శరీరంలో చాలభాగం కాలిపోయింది. ఈకలు కాలిపోయాయి. ఆ పక్షిపిల్లను దాని తల్లిదండ్రులకప్పగించింది. అవి మిక్కిలి సంతోషంతో గోరువంకకు కృతజ్ఞతను తెలియజేశాయి. గోరువంక తగిన ఉపకారములను చేసి పంపించాయి.

గోరువంక శరీరం కాలి బాధపెడుతున్నా లెక్కచేయక బ్రహ్మవద్దకు వెళ్లి తనుచేసిన మూడవ మంచి పనిని గూర్చి చెప్పింది. బ్రహ్మఆదివిని మిక్కిలి సంతోషించి దానినితనచేతితో నిమిరాడు. వెంటనే దానికి బాధపోయి పూర్వమున్నటులే ఈకలు ఏర్పడ్డాయి. అప్పుడు గోరువంక ''దేవా! మీరు చెప్పి నట్లు మూడు మంచి పనులను చేశాను. ఇక నాకోరిక తీర్చండి. అన్ని పక్షులవలె గాక మా జాతికంతటికిగాడ ఒక ప్రత్యేకగుణముండు నటుల వరమియ్యండి'' అని ప్రార్థించింది.

అంతట బ్రహ్మదేవుడు గోరువంకను ఒకకొలను వద్దకు తీసికొనిపోయాడు. గోరువంకను అందులో మునిగి రమ్మన్నాడు. అలాగే గోరువంక ఆ కొలనులోమునిగిలేచి బయటికి వచ్చింది. ఆశ్చర్యం! దాని శరీరంలో త్రుప్పులేని భాగమంతయు అంటే మోకాళ్ళవరకు రెండుకాళ్ళూ, ముక్కు బంగారు రంగు దాల్చాయి. ఎండకు నిగనిగ మెరువసాగాయి. పాత ఈకలన్నీ పోయినున్నట్టి, అందమైన ఈకలు కల్గాయి. తన బంగారు కాళ్ళను, ముక్కును చూసి గోరువంక ఎంతో మురిసిపోయింది. బ్రహ్మదేవునికి నమస్కరించి వెళ్ళిపోయింది. అప్పటినుండి గోరువంకలకు కాళ్ళు, ముక్కు బంగారురంగుతో వుండసాగాయి.

—చేవపల్లి కృష్ణారెడ్డి

ఇటీవల విజయవాడ రేడియో కేంద్రంలో నృత్యప్రదర్శనం చేసిన ఆరేళ్ళబాలిక రాధాకుమారి

మేథావులు :

జాన్ లోగీ బెయిర్డ్

రేడియోయే అతివిచిత్రమైన దనుకొంటే దానిని మించినది టెలివిజన్. టెలివిజన్ అంటే ఏమిటో మీరు చాలామంది పుస్తకాలలో చదివి వుంటారు. కొందరు సినిమాల్లో చూసి వుంటారు. ఎగ్జిబిషన్‌లకు మీరువెళ్లివుంటే అక్కడ కూడా దీనిని చూసివుండవచ్చు.

టెలివిజన్ కనిపెట్టడానికి కృషిచేసి, ఎక్కువ ఫలితాన్ని సాధించిన వ్యక్తి జాన్ లోగీ బెయిర్డ్. ఇతడు 1888 లో జన్మించాడు. 1946 లో మరణించాడు.

హఠాపరణంద్వారా ధ్వనినేగాక ఆకృతులను కూడా ప్రసారం చెయ్యవచ్చునని కనిపెట్టిన జర్మన్ పరిశోధకులు నిప్కో, వెల్లరేలు, స్వింటన్ అనే ఆంగ్లేయుడు చేసిన పరిశోధనలను శ్రద్ధగా పరిశీలించి ఇతడు 1925 లో తన టెలివిజన్ విధానాన్ని కనిపెట్టాడు.

ఒక యంత్రసాధనంద్వారా ఆకృతి స్థానంలో ప్రసారం చెయ్యవచ్చునని బెయిర్డ్ నిరూపించాడు. ఇతని విధానాన్ని జర్మనీ, ఆ తర్వాత బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ అమోదించింది. అయితే, బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఆ తర్వాత మరింతవిశిష్టమైన ''కాథోడ్‌రే ట్యూబ్ స్కానింగ్'' పద్ధతిని ప్రవేశపెట్టింది.

బెయిర్డ్ ఆ తర్వాత టెలిఫిలిం, టెలివైజర్, రంగులలో టెలివిజన్‌చిత్రప్రసారం వంటి సాధనాలను మరికొన్నిటిని 1941 లో కనిపెట్టాడు.

ఏమైనప్పటికీ టెలివిజన్ రంగంలో జాన్ లోగీబెయిర్డ్ చేసిన కృషి అత్యధికంగా ప్రశంసించ దగ్గదన్న మాటనిజం.—డేవిడ్ గస్టేన్.



విజ్ఞానవీధి

బాలలూ ! ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించి చూడండి !

1. ఈ క్రింద పేర్కొన్న మూడు పాత్రలు ఏ ప్రసిద్ధమయిన నవలలోనివి ? స్క్వాయర్ ట్రెలానీ, డాల్రింపర్, కెప్టెన్ ఆహబ్.
2. మాజిక్ ఫిష్‌బోన్ అనే నవల వ్రాసిన దెవరు ?
3. ఏ మాన్ ఫ్రం ది నార్త్ నవల వ్రాసిన దెవరు ?
4. హెర్క్యూల్ పాయిరాట్ అన్న డిటెక్టివ్ ను సృజించిన దెవరు ?
5. బ్లాక్‌షర్ట్సుదళం పేరు దేనిది ?

జవాబులకు ఈ పేజీలోనే చివరికాలం చూడండి.

చిన్న కథ :

ఎడ్వర్డ్ రాజు

ఇంగ్లాండ్ దేశానికి ఒకప్పుడు ఎడ్వర్డ్ అనే రాజు పరిపాలకుడుగా ఉండేవాడు. అతనికిఇద్దరు కొడుకులు.

రాజుగారి కొడుకు లిద్దరూ ఒకరినొకరు ఎంతనానో ప్రేమించేవారు. ఇద్దరూ కలిసి తోటల్లో ఆడుకునే వారు. ఎప్పుడూ, గుర్రపు స్వారి చేసేటప్పుడు కూడ యిద్దరూ కలిసే వెళ్లేవారు.ఇద్దరికీ సాహస గాథలంటే ఎంతో యిష్టం. తండ్రి పక్కన కూర్చుని ప్రతిరోజూ రాత్రి వీర గాథలు వినేవారు. ఎడ్వర్డ్‌రాజుకూడ ఓపికగా పిల్లలనిద్దరినీ దగ్గర కూచో బెట్టుకుని కథలు చెప్పేవాడు.

ఒకనాడు హఠాత్తుగా ఎడ్గర్‌రాజు చనిపోయాడు. ఇద్దరు సోదరులలో ఒకడిని రాజుగా చేయవలసి వుంది. ఇద్దరిలో ఎడ్వర్డ్ పెద్దవాడు, అందువలన అతనిని రాజుగా చేయటానికి నిశ్చయించారు. ఒక విషయం చెప్పటం మరిచాను రాజకుమారులిద్దరూ ఒక తల్లి పిల్లలుకారు. ఎడ్వర్డ్ తల్లి చనిపోయింది. చిన్న రాజకుమారుడి తల్లికి ఎడ్వర్డ్ రాజుకావటం యిష్టంలేదు. ఎడ్వర్డ్‌ను ఏలాగైనా చంపిస్తే, తన కొడుకు రాజు కావచ్చుననుకుంది.

ఎడ్వర్డ్ రాజుగా నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఎలుగుబంట్లను వేటాడి తిరిగి వస్తూ, విశ్రాంతికోసమని సవతి తల్లి ఉంటున్న యింటి దగ్గర ఆగాడు. అనుచరులను యింటికి వెళ్లిపొమ్మని చెప్పి లోపలికి వెళ్లాడు. సవతి తల్లి ఎంతో ఆహ్వాయంల ఒలకబోస్తూ ఎడ్వర్డ్‌ను లోపలకు తీసు కెళ్లింది. పల్లాగా నాట్లాడింది.

కొంతసేపు గడిచాక, ఎడ్వర్డ్ తన గుర్రం ఎక్కి ''అమ్మా!మంచినీళ్లు కావాలి'' అన్నాడు.

మంచినీళ్లు తాగుతున్న సమయంలో ఒక భటుడు వెన్నులో కత్తితో పొడిచాడు.

గుర్రం మీదనుంచి క్రింద పడి, చనిపోయాడు. అతని దావుకు ఒక్క సవతి తల్లి తప్ప అందరూ చాల విచారించారు. అయినా సవతి తల్లి కోరిక నెరవేరింది. ఆమె కొడుకు ఏ ఆటంకమూలేక రాజు అయాడు.

—భరణి

సప్తమ స్కంధం

(గత ఆదివారం సంచిక తరువాయి)

కాలం మీ చేతుల్లోలేదు. ఈ భూమి మీదికి వచ్చినవాళ్లని అందరినీ వెన్నంటే కాలం ఉంటూనే ఉంటుంది. మీ రీ రహస్యం తెలుసుకోండి. వచ్చాడు. తన కర్మ అయిపోయింది. రాజు వెళ్లిపోయాడు. అతనాన్ని పట్టుకొని మీరు ఎంత ఏడిస్తే ఏం ఫలం? లెండి. మా రేళ్ళ బతికినా యీ తనువు మంటిలో కలిసిపోవలసేదే. సమయం తీరిపోగానే ఎవరిదారిని వాళ్ళ వెళ్లిపోతారు. పొండి, యిళ్లకి పొండి. ఒక్కటి ఆలోచించండి. చచ్చినవాళ్లు ఇదివరకు ఎప్పుడేనా తిరిగివచ్చారా? రాలేదు. వస్తారా? రారు. ...

అని బాలకవేషంలో ఉన్న యముడు చెప్పగా విని సుయజ్ఞుని భార్యాది బంధుకోటి కలకలిరి తెలివితెచ్చుకుని యీ ప్రపంచంపరిస్థితి యింతే కదాఅని తేరుకున్నారు. ఏడుపుమాని సుయజ్ఞుడికి పారలౌకిక క్రియలు నిర్వర్తించి పూరిలోకి వెళ్లిపోయారు. యముడు అంతర్ధానం అయిపోయాడు.' —

అని చెప్పి హిరణ్యకశిపుడు తల్లినీ, తమ్ముని భార్యలనూ ఓదార్చి—

వినండి!

పైవాళ్లెవళ్లు? తనవాళ్లెవళ్లు? తా నెవరు? యిదంతా ఒకటే అని అనుకోరు దేహధారులు. ఇదంతా మాయావిలాసం. పరమజ్ఞానం ఉన్నవాళ్లు యిదంతా యీశ్వరవిలాసం అని తెలివిగా ప్రవర్తిస్తారు. కనక మా తమ్ముడికి నం విచారించడం తెలివైనపని కాదు. మీరు విశ్రాంతిగా ఉండండి — అని బోధించాడు.

హిరణ్యకశిపునిబోధ విని వాళ్లందరూ ఏడుపు మాని తెలివితెలిగి అంతఃపురాలకు వెళ్లిపోయారు.

తరువాత హిరణ్యకశిపుడు తపస్సు [illegible]ని అనుకున్నాడు. ముసలితనం, చావు తనకి రాకూడదు. ముల్లోకాలకూ తానే ప్రభువుగా ఉండాలి. ఎక్కడా తనకి సరిగాచెప్పదగినవాడు ఉండకూడదు. తన పరాక్రమానికి ప్రతివాడూ దాసోహం అనాలి. సింహబలుడై తా నుండాలి. ఈ కోరికలు పుట్టాయి వాడికి.

కఠోరదీక్షతో మహాదారుణమైన తపస్సు చేసే సంకల్పంతో హిరణ్యకశిపుడు మందర పర్వతప్రాంతానికి వెళ్లాడు. ఆ కొండ సమీపంలో చదునుగాఉన్న ఒకచోట కాలి బొటనవ్రేలి మీద నిలిచి, రెండుచేతులూ నిటారుగా మీదికి చాచి జోడించి, ఆకాశాన్నే చూస్తూ ఎవరికీ తేరిచూడరాని తపస్సు చేయనారంభించాడు. సుదీర్ఘమైన కేశం జటలుకట్టి ఎర్రగా అయిపోయింది. వాడికిరణాలతో ఉండే చండభానుడులా ఉన్నాడు హిరణ్యకశిపుడు.

హిరణ్యకశిపుడు తపస్సుచేయడానికి వెళ్లిపోయాడని తెలిసి బ్రతుకుజీవుడా అని దేవతలు అమరావతికి చేరుకున్నారు.

అంతలో కొండలతోపాటు భూవలయం కంపించింది. ఏడు సముద్రాలూ అంతంత ఎత్తున తరంగాలుపొంగి ఘూర్ణిల్లాయి. గ్రహాలూ, తారలూ కలగాపులగం అయిపోయాయి. దిక్కులు భగభగ మండిపోయాయి. సరిహద్దులు ఏకమైపోయాయి. సర్వప్రాణులకూ గుండెల్లో దడ పుట్టింది. ఈ ఉపద్రవం ఎందువల్లనో తెలుసా, ధర్మరాజా!

హిరణ్యకశిపుని శిరోదేశంలోంచి ఉద్భూతమైన జ్వాలలతో తపోగ్ని భగ్గున మండి జగమంతా వ్యాపించింది. అది కిందామీదా ఉండే లోకాలకు తాకింది. దానితో దేవతలు కంగారుపడి బ్రహ్మదగ్గిరికి పారిపోయి—

శరణు శరణు! చతురాననా! అభయం అభయం అని అరుస్తూ చాపచుట్టల్లా పడి బ్రహ్మపాదాలు పట్టుకున్నారు.

బ్రహ్మకూడా మొదట కొంచెం చలించాడు. అంతలోనే విషయం గ్రహించి దేవతలను—

లెండి లెండి! ఏమి టీ ప్రళయం? అని అడిగాడు. దేవతలు లేచి,

పితామహా! ప్రళయమే.

దితి పెద్దకొడుకు హిరణ్యకశిపుడు దారుణమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపోగ్నిమంటలు అమరావతికి అంటుకున్నాయి. అక్కడ ఉండలేక యిక్కడికి పరుగెత్తివచ్చాము. మాకు నిలవనీడ చూపించి ఆదుకో దేవా! శరణువొచ్చాము, రక్షించు కరుణామూర్తీ!

విధాతా!

మూడులోకాలనూ ఒక ముద్దచేసి మింగివేస్తాను. దేవతాగణాలను వంటింటి కుందేళ్లనుగా పట్టి సల్లారుస్తాను. వేద శాస్త్రాల విధానమంతా నా యిష్టప్రకారం సంస్కరిస్తాను—అని సంకల్పించి హిరణ్యకశిపుడు దారుణంగా తపస్సు చేస్తున్నాడు. ఉపేక్షిస్తే వాడి తపస్సు సఫలం అవుతుంది. సందేహం లేదు. ప్రతిఘటించకుండానే దానికి ప్రతిక్రియ ఆలోచించి రాబోయే ఉపద్రవాన్ని వారించు.

ఇంకా విను పరమేష్ఠీ!

కఠోర నియమంతో అనన్యసామాన్యమైన విధంగా నీవు తపస్సుచేసి ఆ తపోబలంతో జగజ్జాలాన్ని సృష్టించావు. మాకందరకూ పెద్దవై యింత ఐశ్వర్యంతో ఉంటున్నావు. నీలాగే తపస్సుచేసి ఆ తపోబలంతో విశ్వాన్ని తారుమారు చేయాలనీ, తాను కొత్తసృష్టి చేయాలనీ, తానే సృష్టికిఅధినేతగాఉండాలనీకోరి తపస్సుచేస్తున్నాడు.

కాలరూపంలో ఉండే జీవాత్మలు అనిత్యములు కనక తపోయోగబలం సంపాదించి వాటిని జయించి తాను శాశ్వతంగా ఉండాలనే సంకల్పంతో తపస్సు చేస్తున్నాడు. ఇది విడ్డూరమేకాక జగత్తుకివిలయ కారణం అవుతుంది.

నీపీఠాన్నీ, ఐశ్వర్యాన్నీ, జగన్నిర్మాణ శక్తినీ కైవసం చేసుకోవాలని వాడు సంకల్పించి తపస్సు చేస్తున్నాడు. అది అలాగే జరిగితే లోకవినాశం తప్పదు కనక గోబ్రాహ్మణ భువన సంరక్షణ కోసం ఏమి చేస్తేనాసరే వాడితపస్సు మాన్పించు. కష్టసముద్రంలో పడనున్న లోకాలను ఉద్ధరించు త్రిభువనేశ్వరా!

అని విన్నవించగా బ్రహ్మ విని

సరే! మీరు వెళ్ళండి. నేను చెయ్యవలసేది చేస్తాను—అని వారిని పంపివేసి భృగు దక్షాది ప్రజాపతులతో మందరపర్వతప్రాంతానికి వచ్చాడు.

అప్పటికి హిరణ్యకశిపునిస్థితి దయనీయంగా ఉంది. చుట్టూ పుట్టలు, తీగలు, దట్టంగా అల్లేశాయి. క్రిమికీటకాలు ఒంటినిండా పట్టి చర్మం కొరికి రక్తం తాగుతున్నాయి. అయినా వాటిని లక్ష్యపెట్టకుండా మహా నియమంతో తీవ్రయోగంలో ఉన్నాడు.

వాడిస్థితి చూడగానే బ్రహ్మకి జాలి కలిగింది. ఆశ్చర్యపడ్డాడు కూడా. అల్లల్లన సమీపించి—

రాక్షస రాజా!

ఇంతకిముందు ఇంత కఠోర నియమంతో నీలాగ తపస్సు చేసినవారు లేరు. ఇటుపైన చేసే వారు ఉండరు. నీతపస్సుకి మెచ్చాను. నీవు కోరిన వరం ఇయ్యడానికి వచ్చాను. ఇక చాలించు. సమాధి నుంచి లే.

ఆమాటలు వినిపించలేదో, వినిపించినా వాడు లక్ష్యపెట్టలేదో కదలక మెదలక అలాగే ఉన్నాడు. బ్రహ్మ బిగ్గరగా అన్నాడు—

నీ వెంత మహాత్ముడవు! కనకకశిపా! లేవయ్యా, యిక యీ కఠోరతపస్సు విడిచి పెట్టవే. అయ్యో! కందిరీగలు కరుస్తూ, చీమలు ముసిగి రక్తమాంసాలు పీల్చేస్తూ, పుట్టలు పుట్టి నీ ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నీ బొందిలో ప్రాణాలు ఎలా ఉన్నాయాఅని నాకే ఆశ్చర్యం వేస్తుంది. లే! ఇక లేవయ్యా! నీవు కోరిన వరాలు ఇస్తున్నాను. నేను బ్రహ్మను, వచ్చాను లే.

హిరణ్యకశిపుడు లేవలేదు. బ్రహ్మనిర్ఘాంతపడి చుట్టూ ఉన్న పుట్టలనూ, గడ్డీ, గాబూ స్వయంగా తీసేసి, తన కమండలములో ఉన్న జలం వాడిమీద జల్లి

రాక్షసేశ్వరా!

ఎంత ఉగ్రతపస్సు చేశావు! పరమాశ్చర్యం! నీతేజస్సు దుర్నిరీక్ష్యంగా ఉంది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. అన్న పానీయాలు విడిచిపెట్టి యిలాంటి కఠోరనియమంతో యిన్ని సంవత్సరాలు యీ బొందిలో ప్రాణవాయువును బిగబట్టి ఉంచడం నీకే చెల్లింది. నాకు మహానందం. నీఉగ్రతపస్సుతో నన్ను సాధించావు. నీపైన నేను కనికరించి వచ్చాను. నీవు ఏమి కోరితే అది యివ్వడానికి సిద్ధంగా వున్నాను. లే, ఇక తపస్సు చాలించు.

అని అనగానే

హిరణ్యకశిపుడు కళ్ళు విప్పి చూశాడు. బ్రహ్మనిండువాత్సల్యంతో చల్లిన నీళ్ళలో ఒళ్ళంతా తడిసి నీరసించినదంతా ధగధగ మెరుస్తూ బలిష్ఠం అయింది. దానికి తోడు తపః ప్రభావం మరిపుష్టినీ, కాంతినీ, సౌందర్యాన్నీ కలిగించింది. పుతం పెట్టిన బంగారంలా మిసమిస లాడింది. పుట్టలోంచి బయటికి వచ్చిన హిరణ్యకశిపుడు ఎండుకట్టెల్లోంచి మండి బయటికి వచ్చిన అగ్నిలాగ ప్రకాశించాడు.

బ్రహ్మ హిరణ్యకశిపునకు వరము లిమ్మట:

తేరిపార చూశాడు చుట్టూ. చతుర్ముఖుడు ఎట్టయెదుట కనిపించాడు. ఇటూ అటూ బ్రహ్మకి ప్రక్కప్రక్కనే దక్షాదులు అబ్బురంగా చూస్తు నిల్చున్నారు.

బ్రహ్మపాదాలు సరిగా హిరణ్యాక్షుడి శిరస్సు ఎదురుగా ఉన్నాయి. రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. సంతోషం కళ్ళల్లోంచి భాష్పరూపంగా పొంగి పొర్లింది. తలయెత్తాడు. ఆనందబాష్పాలు రాలుస్తున్న కళ్ళతో బ్రహ్మను చూస్తూ దోసిలిపట్టి గద్గదస్వరంతో ఇలా స్తుతించాడు:

సచ్చిదానందమయుడైన జగత్కర్తకు నమస్కారం. జలమయమై నిర్విషమై ఉన్న చీకటికోణంలోంచి దివ్యమైన తేజస్సును వ్యాపింపచేసి జగత్తును సృష్టించిన విధాతకు విధేయుడనై ప్రణమిల్లుతున్నాను.

సత్వరజస్తమోగుణాలను సాధనాలుగా తీసుకుని జగత్తును సృష్టిస్తూ, పెంచుతూ, త్రుంచుతూ ఉండే సర్వకారణభూతునకు సర్వాత్మనా నమోవాకాలు సమర్పిస్తున్నాను.

అన్నిటికీ తానే కర్తయై స్వయంభువు అయి స్వయంప్రకాశమానుడై సర్వాధికారియై విరాజిల్లే చతుర్ముఖునకు శతసహస్ర ప్రణతులు.

దేవా! వాణీధవా!

సజీవపదార్థానికి నీవే ముఖ్యప్రాణం అయినందువల్ల ప్రజాపతిపేరు నీకే చెల్లింది. మనోబుద్ధిచిత్తేంద్రియాలకు నీవే అధికారివి. మహాభూతములకు ఆధార భూతుడవు నీవు. వేదరూపంలో యజ్ఞాలు నడిపిస్తావు. నీశరీరం ఎల్లవిద్యలకూ ఆలవాలం. సాధకులకు సాధనం నీవు. ఆతని నిష్ఠాగరిష్ఠులకు ధ్యానింపతగిన పదార్థం నీవు. నీవే ఆత్మవు. కాలరూపంతో దేహధారుల ఆయువును నశింపచేస్తావు. జ్ఞానవిజ్ఞానములు నీమూర్తి. ఆది, అంతమూ లేనివాడవు. సర్వజీవులకూ నీవే అంతరాత్మవు. ముమ్మూర్తులకు మూలమైన పరమాత్మవు నీవు. జీవలోకానికి జీవాత్మవు నీవు అంతా నీవే. నీవు లేనిది లేదు. వ్యక్తుడవు కాక పరమాత్మవై పురాణపురుషుడవై అవ్యయుడవై ప్రాణేంద్రియ మనోబుద్ధి గుణాలను స్వీకరించి పరమేష్ఠి స్థానంలో ఉంటూ స్వాంతశరీరంతో ఈ ప్రపంచాన్ని కల్పిస్తున్న భగవానుడవు నీవే అని నేను భక్తి భావంతో త్రికరణశుద్ధిగా నమస్కరిస్తున్నాను. అనుగ్రహించు విరించి పద్మసంభవా!

నా తపస్సుకి మెచ్చి కోరిన కోరిక లిస్తానంటున్నావు. ఔను. ఎవరు ఏమి కోరితే అది ప్రేమతో ఇచ్చి రక్షించే కరుణానిధివి నీవు. అవిశ్వలయంలో నీకు సాటి ఎవ రున్నారు?

నీ సెలవయింది కనక కోరుకుంటున్నాను. అవధరించు విధాతా!

పంచ భూతాలవల్ల నాకు ఏ అవస్థలోనూ చావురాకుండా అనుగ్రహించు. రేయింబవళ్ళలో చీకటి వెలుగులలో నాకు చావులేకుండా కటాక్షించు. కొండలమీద, మృగాలవల్ల యక్ష రాక్షస నర సుర కిన్నరాది భూతగణాలవల్ల పక్షి పిపీలికాది క్రిమికీటకాలవల్ల చతుష్పాద జంతువులవల్ల పక్షి పన్నగాదులవల్ల సమస్తమైన అస్త్ర శస్త్రాలవల్ల నాకు మృత్యువు లేకుండా వరం ప్రసాదించు.

భూమిమీదగాని, ఆకాశంమీదగాని, దిగ్గగనంలో గాని, గాలిలోగాని, నీళ్ళలోగాని నాకు చావులేని వరం దయచెయ్యవలసిందని కోరుకుంటున్నాను.

యుద్ధము నా కెదిరిలేనిపట్టి ఎదురుగా వస్తే ఎదురులేని శౌర్య పరాక్రమాలు, లోకపాలురను మించిపోయే మహిమ అన్నిటినీ జయించే శక్తి నాకు ఇప్పించు —

అని వరం కోరుకున్నాడు.

బ్రహ్మ విన్నాడు. కోరినంతా యిస్తానన్నాడు. దుర్లభములైనవే అయినా తన అనుగ్రహంవల్ల వానికి లభ్యమయ్యేట్టు వరాలన్నీ యిచ్చాడు. ఇచ్చి ఓమాట అన్నాడు.

నాయనా! కశ్యపనందనా!

ఈవరాలు యియ్యరానివి. పొందరానివి. ఇంతకు ముందెవరూ ఇలాటివి కోరలేదు. వేర్వలేదు. నీతపస్సుకి మెచ్చి సంతోషించి నీవు కోరినవన్నీ యిచ్చాను. కనుక నీవు బుద్ధిమంతుడవయి శుభగుణసమృద్ధిలో వరాలు అనుభవించు.

అని అన్నాక హిరణ్యకశిపుడు బ్రహ్మఅనుగ్రహంవల్ల అమోఘములైన వరాలు పొందాననే సంతోషంతో ఉప్పొంగిపోయాడు. బ్రహ్మను యథావిధిగా పూజించాడు. తరువాత బ్రహ్మ దక్షాదులతో సత్యలోకానికి వెళ్ళిపోయాడు.

హిరణ్యకశిపుడు ఇంటికి వచ్చాడు. దుర్లభములైన వరాలు పొందా ననే గర్వం క్షణంలో వాడిని ఆవరించింది. బ్రహ్మచెప్పిన బుద్ధి అక్కడే విడిచిపెట్టాడు. తనతమ్ముణ్ణి చంపాడు విష్ణువు. విష్ణువుని ఎలాగైనా సాధించాలి. పంతం పట్టాడు. దానితో విష్ణువుమీద వైరం తెగ పెరిగిపోయింది వాడికి. అసలే రాక్షసుడు సహజంగా క్రూరుడు, బలిష్ఠుడు, అమోఘుడు. లైన వరాలు పొందాడు. ఇక ఆలోచిస్తాడా? దేవతాగణాన్ని హింసించడానికి ఆరంభించాడు.

గంధర్వులను కందిగింజలను మంగలంలో మాడ్చినట్టు మాడ్చి దిగంతాలకు పారదోలాడు. ఆనరుసనే ఘాతుకకృత్యాలు తెగ చేస్తూ ఉండడం నిత్యకృత్యంగా పెట్టుకున్నాడు. దేవతలను నానావిధాల ఏడిపించడం ఒకనాడు. ఒక సమయంలో హఠాత్తుగా నాగలోకంమీద గరుత్మంతుడులా పడి నాగులను చిందరవందరచేసి చీకాకు పెట్టేవాడు. ఉండుండి గ్రహాలమీద పడి అందరిని యీడ్చుకునివచ్చి ఒకచోట కట్టేపడవేయడం అతడి కొక క్రీడ. తన్ను చూడగానే బెదిరి పారిపోతున్న యక్షులను వెంటాడి పక్షులను వేటగాడు మాదిరిగా వేటాడడం హిరణ్యకశిపుడికొక విలాసం. ఖేచరులను ఒక్క పెడదెబ్బతో హడలగొట్టి పడపడమని లెంపలు వాయించి వదిలిపెట్టేవాడు. సిద్ధులు అమాయికంగా ఎక్కడో కూర్చుండి ఏ మంత్రాలో జపిస్తూ ఉంటే లేళ్ళమీద పెద్దపులిలాగ వాళ్ళమీద పడి అందరినీ ఒకవేటుతో కట్టి పడిఉండడం వాడికొక వినోదం. మానవులను మేకలలాగ పరువెత్తించుతాటిపళ్ళు పడగొట్టినట్టు వారి తలలు పడగొట్టి కళేబరాలను కాళ్ళతో ఎగిరిదాటడం వాడికి బంతిఆటకంటే తేలిక.

పిశాచ భూత గణాలను రప్పించి ఆటలాడించి వాళ్ళకీ వీళ్ళకీ పోరుపెట్టి యిరుపక్షాలవారిని పీడించి, మర్దించి వాళ్ళు లబోలబోమని నెత్తిమొత్తుకునిఏడుస్తూఉంటేకొరడాలతోకొట్టి వికటంగా నవ్వుతూ ఉండడం వా డికొక సరదా.

ఆ ఆటలు క్రమంగా దిక్పాలకుల పట్టణాలమీద వేటలుగా అయాయి. కోటబురుజాలతో సహా పెల్లగించి నేలమట్టం చేసి, చేసేదిలేక చీకాకుపడి చూస్తున్న దిక్పాలకులను బంధించి ఒక్క పెట్టున వశపరుచుకోడంలో ఒడలు మరచిన శివమెత్తి పారికేకలతో పొంగిపోయేవాడు.

ఈరాత్రి యిలాగే ఉండాలంటే అలా ఉండవలసిందే. తెల్లారకూడదు. పగలు పగలుగానే ఉండాలని వాడు ఆజ్ఞాపించాడు. అలా ఉండవసిందే రాత్రి కాకూడదు. ఈదిక్కు తూర్పుకాదు. నేను చెప్తున్నాను. ఇది పడమర.అంటేఅందరూ దానిని పడమర అనే అనాలి. అనకపోతే పళ్ళూడి పోయేవి. కాళ్ళు తెగిపోయేవి. ఒళ్ళు హూనం అయిపోయేది. వాడి ఆజ్ఞకి ఎదురు లేదు. వాడి మాటకి తిరుగులేదు. ఏ జంతువైనా సరేనాదుగి నిజగిటుదాటకూడదు.వాడుపలికినదేవేదం వాడు చేసినదే సత్కార్యం. వాడు చెప్పినదే సద్ధర్మం. అలా చెల్లుబడి అయిపోతూంది. హిరణ్యకశిపుడిదౌరతనం, ఆతతాయితనమున్ను.

హిరణ్యకశిపుడు అకస్మికముగా ఉరవని పిడుగులాగ అమరావతిమీద దండెత్తేవాడు. అడ్డూ ఆపూ లేదుకదా ఎక్కడైనా చరచరా ఇంద్రభవనానికి వెళ్ళేవాడు. ద్వారందగ్గ కాపున్న వాళ్ళు వాణ్ణి అల్లంతదూరంలో ఉండగానే కత్తులు నేలపారేసి నడుములు కట్టుకుని సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. దగ్గరగావచ్చి ఇటూ అటూ ఉన్న వాళ్ళని చెరొక చెంపకాయ వేసి హుంకరిస్తూ లోపల ప్రవేశించి యింద్ర సింహాసనం దగ్గరకి వెళ్ళేవాడూ.

చప్పున యింద్రాదులు ఆసనాలమించి లేచి ఎక్కవచ్చి బెదురుగుండెలతో ఎదుర్కొంటూ స్వాగతంచెప్పి సింహాసనంమీద కూర్చోపెట్టేవారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చేసినట్లు వివిధోపచారాలు చేసి వింజామరలతో విసిరి

'జయ' అనేవారు.

'జాగ్రత్త!వస్తాను' అని లేవగానే వింతవింత వస్తువులు పేరుపేరున కానుకలు చదివించి సమర్పించి సాష్టాంగనమస్కారాలు చేసి నిల్చుండే వారు. అన్నీ వాడి అనుచరులు తీసుకుని ఘనంగా వెంట తెచ్చేవారు.

వాడు అమరావతి వీథులలోంచి మీసం దువ్వుకుంటూ తివిగా నడుస్తూ ఉంటే అమరాంగనలు నాటకాలు, పేరుమోసిన దేవవీరులు గుండెలో పిడుగుపడ్డ ఎదురుగా కనిపించిన యింటిలో దూరిపోయి తలుపులేసుకొని బిక్కుబిక్కు నక్కి పోయేవారు. వాళ్ళని చూసి వికారంగా నవ్వుయా

'పిల్లినా పిరికిలు! ముమ్మూడులోకాలను పాలిస్తున్నాడనే వైనికులు వీళ్ళు. వీళ్ళకంటే ఏను ఏలలోకంలో ఉన్న పాచోళ్ళు నయం. మాపటికి భీకరంగా ఉంటాయి. ఛీ! పిరికి పందలు. పందుల్లాగా పారిపోతున్నారు అని అదలించి వెళ్ళిపోయేవాడు.

ఏనాడు ఏదిక్కుకి దండయాత్ర చేస్తాడో ఎవడికీ తెలియదు. వాడిసైన్యాధిపతులకే తెలియదు. లేడికిలేచిందే ప్రయాణంగా కొలువులో ఉంటూ, చప్పున సింహాసనంమీంచి లేచి,

'పదండయ్యా! సేనాపతులు! పాతాళంమీదికి దండయాత్ర వెళుతున్నాము' అని అనేవాడు.

'చిత్తం రాక్షససార్వభౌమా!' అని వాళ్ళు కత్తులూ, కటారులూ పదునుపట్టి పాలోమని బొబ్బలు పెడుతూ బయలుదేరేవారు. సగం దారికి వెళ్లి అక్కడ నిలిచి

'పదండి అమరావతిమీదికి' — అనేవాడు. సేన గిర్రున అటునుంచి యిటు తిరిగేది.

ఈనాడు ఏ దిక్పాలుడి కొంపకి పీడు నిప్పు అంటిస్తాడో, ఎవడికి ఆయువు పీడిచేతిలో మూడిందో, అని యింద్రాదులు దిగులుతో, పాగిలి వాళ్ళంతట వాళ్ళు వచ్చి కట్నాలు కానుకలు చెల్లించి ప్రాణాలు దక్కించుకోడం రాజసూయ యాగం చేసినంతలయేది. వాడికి కట్న కానుకలు చదివించని వాళ్ళు ముగ్గురే.

బ్రహ్మ, విష్ణువు, శివుడు.

ఒకొక్కప్పుడు వాడి వైభవం ఎలా వుండేదో తెలుసునా ధర్మనందనా!

వాడి కింకరులు యమకింకరులులాగా వచ్చి దేవతలను పిలిచి

మీరంతా గోలచెయ్యకుండా మా మహారాజుకి యీ చామరాలతో విసరండి. ఆయనకి ఉక్కగా ఉందట. చల్లగా తగలాలి గాలి. అలాఅని గట్టిగా విసరకూడదు. తెలిసిందా? అని దేవతలను శాసించేవారు.

అంతంత దూరంలోఉన్న మునులను పిల్చి

'ఏమయ్యా! మీరంతా మూగి దేవుళ్లలా నోరుమెదపకుండా కూర్చుంటారేం. మా రాజుగారు సుఖంగా వర్ధిల్లాలని ఒకొక్కరేవచ్చి చక్కగా దీవనలు చదివి వెళ్ళండి. అందరూ ఒక్కమారు వెళ్లకండి.'

అని పరుసగా పంపించేవారు.

సువిశాలములైన పడగలు విప్పి శేష జాతికి చెందిన నాగులు తలలమీద మంగళహారతి పళ్లెరాలు భరించి నిలవాలని రాక్షసదూతలు ఆజ్ఞాపించేవారు. పాపం ఆ నాగులు ఎంతకాలమయినా సరే అలా నిలిచి ఉండవలసిందే.

దిక్పాలురు తేళ్లలా బెదురుతూ దూరదూరంగా నిలిచి ఉంటే వాళ్లని పిలిచి

'కిమ్మనకుండా సార్వభౌములవారికిసాష్టాంగ నమస్కారాలుచేసి యీపూటకి పొండి. మీతో మాటాడడానికి శ్రీవారికి యిపుడు మనశ్శాంతి లేదు.' — అంటే

ఉలుకూ, పలుకూ లేకుండా దిక్పాలకులు చాపచుట్టల్లాగా కిందపడి నమస్కారాలు చేసి భిక్కమొగాలతో వెళ్లిపోయేవారు.

'ఇదుగో! సద్దుసద్దు. కమ్మని రాగాలతో నెమ్మదిగా పాడండంటే అందరూ కలిసి గాడిదల్లా అరుస్తారెందుకూ? ఒకమారు చెప్తే బుద్ధి లేదా? అని గంధర్వులను రాక్షస కింకరులు అదిలిస్తే పాపం! వాళ్లు మెత్తమెత్తగా హిరణ్యకశిపుని విజయగీతాలను పాడేవారు.

'ఏయ్! ఏమిటాగోల? నిశ్శబ్దంగా ఉండండి. మీవంతు వస్తుంది. కదలకుండా యిక్కడ నోళ్లు మూసుకుని కూర్చుండంటే సాధ్యులు చడీ, చప్పుడూ లేకుండా నోళ్లు మూసుకుని, తలలు దించుకుని కూర్చునేవారు.

అప్సరసలను రమ్మని చేసంజ్ఞచేసి, వాళ్లు దగ్గరకు రాగానే

ఒసే! నువ్వేనారంభవి. నువ్వు బాగా ఆడతావట. ఇ దెవరో యీ చిలకముక్కు సింగారి. పూర్వచిత్తి! బలే బాగున్నావు. నువ్వుకూడా బలే బాగా నాట్యం చేస్తావట. ముందు మీ యిద్దరూ జగదేక సార్వభౌములవారి యెదుట నృత్యంచేసి ఏలినవారిని మెప్పించి రండి. తరువాత నీళ్ళు పోతారు. అని ఆ కింకరులు నిర్ణయిస్తే రంభ, పూర్వచిత్తి కిక్కురు మనకుండా వెళ్లి నాట్యమాడేవారు.

'ఎవరయ్యా! అక్కడ!

'చిత్తం! చిత్తం! మేము సిద్ధులం.

'ఆ — రండి. ఒకొక్కరే వచ్చి శ్రీవారికి మొక్కి వెళ్ళండి.

అంటే. వాళ్ళు ఒకొక్కరే వచ్చి మొక్కి 'హిహి! రాక్షస సార్వభౌమా' — అని వెళ్ళేవారు.

హిరణ్య కశిపుడి ప్రభుత్వం యిలా సాగేది. గమగమలాడేది, మధురాతి మధురమైనది, చెరకు పానకంతో చేసినది కల్లుతాగి మత్తుడై ఉంటూ అప్సరల ఆటలనూ, గంధర్వుల పాటలనూ తిలకిస్తూ, వినోదిస్తూ మాగన్నుతో సింహాసనంమీద కూర్చుండే హిరణ్యకశిపుడు చూసేవారికి హడలు పుట్టించేవాడు.

ధర్మరాజా!

హిరణ్యకశిపుడి ప్రభుత్వంతో ఎవరెవరో ఏవేవో సేవలు చేశారని చెప్పడం వేరే ఎందుకు? నానాటి విను:

మద్యం తాగి మత్తెక్కి, కళ్ళు జేవురించి, తూలుతూ, సోలుతూ వాడు అంగనాజనంతో వినోదిస్తూ ఉంటే నేనూ, తుంబురుడు, విశ్వావసువు యిలా పేరుపొందిన గాయకులు ప్రక్కనే నిల్చుండి వాడు మెచ్చుకొనేట్టుగా పాడుతూ ఉండేవాళ్ళం. ఏమిటి చెప్పమంటావు మా అవస్థ!

ఇక వాడు తెలిసి వచ్చేసరికి ఏ చారుడో వచ్చి ఎక్కడో, ఎవరో యజ్ఞం చేస్తున్నారని చెప్పేవాడు. చెప్పిందే తడవు ఉన్నపళంగా ఒళ్లెరగని శివంతో ఎత్తుమాని అక్కడికి పరుగెత్తేవాడు. హవిర్భాగాలన్నీ పేరు పేరునా దేవతలకు ఇయ్యవలసినవన్నీ తనపేరు చెప్పించి తీసుకునేవాడు. అలా తన పేరువినాని చెప్పి యివ్వకపోతే యిచ్చేవాళ్ళ, యజమాని, ఋత్విక్కులు తలలు తెగి నెత్తురు నదుల్లో కొట్టుకుపోయారన్నమాట! వాడి ప్రభుత్వం అలా చెల్లింది.

మూడు లోకాలకూ తానే ప్రభువు. తన పేరు చెప్పి వర్షం కురియాలనగానే మేఘాలు చప్పున క్రమ్మి సమృద్ధిగా కురిసేవి. పొలాలు దున్నడం, నాటడం అక్కరలేకుండానే భూమి పంటలు పండించేది. కామధేనువు, కల్పవృక్షం వాటంతట అవి ఆకాశంమీద నిల్చుండి వాడు కోరినవన్నీ సమర్పించుకునేవి. సముద్రాలూ, నదులూ పొంగి పొరలే తరంగాలలోంచిఎప్పటి కప్పుడు కొత్తకొత్త రత్నాలు మూటలకొద్దీ వాడికి యిచ్చుకొనేవి. చెట్లన్నీ ఒక్కకాలంలోనే అన్ని ఋతు ధర్మాలనూ అనుసరించి పళ్లు పండాలి. అంటే కుప్పలు కుప్పలుగా పండేవి. పర్వత ప్రాంతాలు అన్నీ జల సమృద్ధిగా ఉండేవి. దిక్పాలకుల గుణాలన్నీ వాడిలో చేరిపోయి సర్వదిక్పతి అయిపోయేడు వాడు.

ఎక్కడా వాడికి ఎదురులేదు. ఏ అస్త్రమూ వాడి తల వెంట్రుకకేనా తగిలేది కాదు. ఏ చీకూ చీదరా లేకుండా ముజ్జగాలనూ ఏకచ్ఛత్రంగా వాడు పరిపాలించుతూ ఉంటే అందరూ వాడే జగన్నియంత అని భయభక్తులతో సేవలుచేస్తూ ఉండేవారు. అలా చాలకాలం గడిచింది.

దినదినమూ హిరణ్యకశిపుడి ఆజ్ఞలు మితిమీరిపోయి దేవతాగణం కృశులమై ఏమీచేయలేక లోలోపల దుఃఖపడుతూ పైకి సంతోషిస్తూ చావకలేరని గూనిపంపుగా కాలం గడుపుతున్నారు.

'ఇక మాకు వాడేనా గతి ? దిక్కులేని వారి దిక్కు అని అనిపించుకున్న ఈశ్వరుడు కూడా మమ్మల్ని కసాయివాడి చేతిలో మేకల్లా వాడి చేతిలో చావమని చూస్తూ వూరుకున్నాడా ? ఏనాడేనా వాడి దురంతాలు ముగిసి మేము సుఖిస్తామా ?' అని ఏడుస్తూ ఉండేవారు. గట్టిగా అంటే వాడిచారులు వెళ్లి చెప్తారు. వెంటనే వాడు రప్పించి కత్తికోతలు కోస్తాడు. ఇంకేమిటి గతి ? ఈ అనాథజీవితం ఎన్నాళ్లు గడపడం ? అని వారంతా రహస్యంగా ఒకచోటచేరి ఈశ్వర ప్రార్థన చేశారు.

ఈశ్వరా!

నీకు మేము బరువైపోయామా తండ్రీ! యీ చెడుగు రక్కసుడి చేతుల్లో చావలేక బ్రతుకలేక యెంతకాలం యిలా యీకబ్బెలను యీడవడం ? కరుణాసముద్రా! నీపిల్లలను యీ దురవస్థకి అప్పచెప్పి ఎందుకు వూరుకున్నావు ? మేము చేసిన పాపమేమిటి ? ఆదేదో చెప్పి నీవే శిక్షించకూడదా ?

మాతోపాటు బ్రహ్మణ్యులైన మునులు, బ్రాహ్మణులు, యజ్ఞాలు, వేదసంప్రదాయాలూ, శ్రౌతస్మార్తపద్ధతులు, గోవులు, భూమి ఎంత దీనావస్థకి వచ్చాయో చూడవేమి ప్రభూ!

నరగర్వంతో వీడు చేస్తున్న దురంతాలు ఇలా సాగిపోతూ ఉండవలసినేనా ? వీటికి అవధిలేదా తండ్రీ!

యీ రాక్షస నాటకానికి తుదిపలుకు పలికి, నష్టమైపోయిన వైదిక సంప్రదాయ జీవితాన్ని బాగుచేయవా ఈశ్వరా!'

అని నిద్రాహారాలులేక ఏకమనస్కులై భగవానుణ్ణి, హృషీకేశుణ్ణి తలుచుకొని మొర పెట్టారు.

సమయం వస్తేగాని యీశ్వరుడు పలకడు. దేహధారి కష్టాలు పడుతున్నాననీ, యీశ్వరుడే యిక దిక్కనీ త్రికరణశుద్ధిగా నమ్మి పిలిస్తేగాని యీశ్వరానుగ్రహం కలగదు. దేవతల మొర విన్నాడు ఈశ్వరుడు. క్రొక్కారు మొయిలు గర్జించినట్టు గంభీరంగా ధ్వని వినిపించింది. అందరూ చేతులు జోడించి శ్రద్ధాభక్తులతో ఆ వంక చూశారు. కాని కనిపించకుండానే హరి యిలా అన్నాడు.

దేవతలారా!

భయపడకండి! ఓర్చుకోండి. మీకు అచిరకాలంలో మేలు కలుగుతుంది. మీరు సుఖంగా మీమీ వైభవాలు పొంది జీవించేసమయంవస్తుంది! అంతవరకూ ఓపిక పట్టండి. వరగర్వంతో హిరణ్యకశిపుడు లోకాలను చీకాకుపరుస్తున్నాడన్నది నాకు తెలుసు. వాడి దురుసుతనం యింకా పంటకి రాలేదు.

సాధువులను, దేవతలను, గోబ్రాహ్మణులను, వేదధర్మాలనూ వాడు ఎంత చీకాకుపరిచి బాధిస్తూ దుష్టుడై ప్రవర్తిస్తున్నాడో నేనెరుగుదును. ఇక ఒక్కటే వాడు చెయ్యవలసేది మిగిలిఉంది నన్ను వాడు లక్ష్యపెట్టక, నాపై పగబట్టడం జరగగానే వాణ్ణి హతమారుస్తాను.

వాడికి నలుగురు కొడుకులు పుట్టుతారు. వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు' అనేవాడు శమదమాది సద్గుణ సంపన్నుడై పుట్టిననాటినుంచి నన్నే సర్వముగా నమ్మి భక్తితో ఉంటాడు. వాణ్ణి యీ దుర్మార్గుడు నానా బాధలూ పెడతాడు. చంపడానికి సన్నద్ధుడవుతాడు. నన్ను గట్టిగా ద్వేషిస్తాడు. ఆ క్షణంలో వాణ్ణి సంహరిస్తాను.

బ్రహ్మ రాబోయేదాన్ని ఆలోచించక, యీ దుష్టుడు కోరిన వరాలన్నీ యిచ్చేశాడు. ఆ వరాలు వాణ్ణి యింత క్రూరుణ్ణి చేశాయి. పెచ్చురేగి మిమ్మల్ని యింత ఏడిపిస్తున్నాడు. ఇంతకీమూలం బ్రహ్మ యిచ్చిన వరాలు. వెంటనే వాటిని త్రుంచేస్తే యుక్తంకాదని నేను ఉపేక్షించాను. నన్ను ద్వేషించే దురవస్థ వాణ్ణి ఆవరించగానే నాపని నేను చేసేస్తాను. వెళ్ళండి! అంతవరకూ ఎలాగో గడపండి'— అని అన్నాడు.

ఆ మాటలకి దేవతాగణం కొంతలో కొంత తెప్పరిల్లి వీడు ఏనాటికేనా చస్తాడు. తప్పదు. శ్రీహరి దయవల్ల మేలు పొందుతాము — అని వారికి ఇంకోమారు మ్రొక్కి వెళ్లిపోయారు.

కాలక్రమాన హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు.

ప్రహ్లాద చరిత్ర

ప్రహ్లాదుడు చిన్నతనంలో చిన్నప్పటినుంచి హరిభక్తి అంగరక్షగా పెరిగినవాడు. పుట్టి బుద్ధియెరిగినవాడు అయిన దగ్గర్నుంచి చూసే చూడడంలో చిరునవ్వులో తండ్రించి నమస్కరించేవాడు. ఆడువాళ్లు కనిపిస్తే 'అమ్మా'అని పిలిచి అమ్మతో మాటాడినట్టే ముద్దుగా ముచ్చటగా మాటాడేవాడు. ఎదుటి వాళ్లందరినీ సమభావంతోచూసి ఆదరించేవాడు. ఎవరైనా బాధపడుతూఉంటే చూసి ఓర్వలేకపోయేవాడు. వాళ్లకి ఎలాగేనా తోడుపడాలని, వాళ్లు సుఖంగా ఉండాలని అనుకునేవాడు. యీడువాళ్లందరినీ తమ్ముళ్లలాగే ప్రేమించేవాడు. గురువు ప్రత్యక్షదైవమని భావించి భక్తితో నమస్కరించేవాడు. ఎప్పుడూ మాటకేనా అనృతమాడడం ఎరుగడు.

కన్ను, ముక్కు, మొగం తీర్చిదిద్దినట్టుండి చూసేవారికి ముచ్చటగొలిపే ముద్దులమూట కట్టే ఆకారం, చక్కని చదువు, తెలివి తేటలు, వీటన్నిటికి సరిగా ఐశ్వర్యంఉండి, ఉత్కృష్టకులంలో కొడుకై అయినా గర్వం ఏకోశానా లేనివాడు. వినయం, విజ్ఞాన వివేకాలకి ప్రహ్లాదుణ్ణేచెప్పి ఇంకొకరిని చెప్పాలి. అనుభవించడానికి కావలసినంత సంపద ఉండగా మరొకలాటి వాడయితే యింద్రియ సుఖాలు మరిగి మత్తుడై ఉంటాడు. అలాటి కోరిక, అజ్ఞానం, భోగలాలసత్వం ప్రహ్లాదుణ్ణి చేరలేకపోయాయి. వయస్సు, వయస్సుకి తగిన బలం, బలానికితగిన ప్రాభవమున్నా, కోపతాపాలకూ, లోభమోహాలకూ వశుడుకాలేదు. కన్నెత్తి చూస్తే కావలసినంతమంది సుందరాంగులు కాళ్ళమీదపడి వస్తుంటే నన్నననివస్తారు. అలాటి వ్యసనం ప్రహ్లాదుడికి కలలోకూడా కలగలేదు. అక్కడ ఏదో గొప్పవస్తువుఉంది. యిక్కడ చూడ వలసే రమ్యమైనది ఉంది అని ఎవరేది చెప్పినా విని వూరుకోడమేగాని అవస్తువుమీద మనసుతో మనస్సు పాడుచేసుకునేవాడుకాడు. 'హరి' అనే రెండక్షరాలు భక్తికవచంతో ప్రహ్లాదుడిరూపంతో అవతరించాయని అనుకోవాలి. ఉండవలసే మంచిగుణాలన్నీ మూర్తీభవించాయిప్రహ్లాదుడుగా అని పరువాసైన దేవతలుకూడా పొగడ నారంభించారు. ఆలాటి దుర్మార్గుడి కడుపున యిలాటి గుణవంతుడు పుట్టడం కనివిని యెరగని సంఘటన అని దేవగణం బిగ్గరగా అనేసేవారు గుణవంతుడైన హరిని కవులు స్తుతించినట్లు ప్రహ్లాదుణ్ణి సుజన శేఖరుడుగా సురలు స్తుతించేవారు. నేను, నువ్వు పొగడడం వింత ఏముంది ? ప్రహ్లాదుని గుణాలు వర్ణించాలంటే వెయ్యినోళ్లున్న శేషుడికి, బృహస్పతికి, వాక్పతికీకూడా శక్యంకాదు.

ప్రహ్లాదుని వయస్సుతోపాటు హరిభక్తి కూడా వృద్ధి అయింది. ఎప్పుడూ శౌరి నామస్మరణ, హరిధ్యానం తప్ప అన్యచింతనలేని ఉత్తమ భక్తుడయాడు.

హరిధ్యానంలో నిమగ్నుడై ఉన్నపుడు ఈశ్వర సాక్షాత్కార భాగ్యం పొందేవాడు. అలాటి అవస్థలో స్నేహితుల మాటే మరిచిపోయేవాడు. శ్రీహరి తన భక్తుని భక్తికి మురిసి ఎదట ఆడేవాడు కాబోలు. అదిచూసి ప్రహ్లాదుడు తన తోడి రాక్షస బాలురతో ఆటలు మరిచిపోయేవాడు. హరితో ముఖాముఖిగా మాటాడడం జరిగేది కాబోలు ఒకొక్కప్పుడు. ఆ సమయంలో ఎవరేనా పిలిస్తే వాళ్లకి ప్రత్యుత్తరం చెప్పడం ఉండేదికాదు. ధ్యానంతో హరినిచూచినట్లుగా అనుభూతికలిగితే పరవశుడై ఉండిపోయేవాడు. ప్రకృతి యేమయితే తనకేం అన్నట్టు నిశ్చేష్టుడై, నిర్లిప్తుడయేవాడు. హరిపాదధ్యానామృతంతో సొక్కి, సోలి, జడుడై, నిత్య పరిపూర్ణుడై ఉండేవాడు.

త్రాగిన నీళ్ళు, కుడిచిన అన్నం, పలికిన పలుకు, చూసిన చూపు, చేసినవని, నడచిన నడక, ఆడిన ఆట, పాడిన పాట అంతా 'హరిమయం' అని తదేకానుభూతితో మైమరచిపోయే ఉత్తమస్థితిలో ఉంటూన్న ప్రహ్లాదుడికి దృశ్యమానమైన విశ్వం అంతా స్వప్నిక జగత్తు అయిపోయేది.

హరిసేవాపరాయణుడై పోయిన ప్రహ్లాదుడి అనుభూతిని ఏమని వివరించేది?

హరిచింతామగ్నుడై ఉండి ఉండి 'ఇక పించవా ప్రభూ! నేనుచేసిన తప్పేమిటి? — అని ఏడిచేవాడు. హాయీ, వినువూ లేక హరిభావనలో లీనుడై, ఆనందాతి రేకంతో పొంగి గట్టిగా హరికీర్తనలు పాడేవాడు. ఇదంతా విష్ణుమయం. నా విష్ణువు తప్ప ఉండేది ఇంకేమీ లేదు అని 'ఎంతవాడవు ప్రభూ! ఇంతగా కనిపించి, అంతలో అంతెత్తు పెరిగిపోయావు. నీమహిమ యెంత దొడ్డది' — అని పకపకా నవ్వేవాడు. 'ఇదుగో దొరికింది నిధి. హరిరూపమైన పెన్నిధి. నాకంటె అదృష్టవంతుడు ఎవడున్నాడు' అని సంతోషంతో మేను పెంచి నృత్యంచేసేవాడు. ఉండి ఉండి లేచి 'వెళ్లిపోతున్నావా' నన్నువదిలి వెళ్లిపోతున్నావా? నాకు మరి తోడెవ్వరు? వద్దు. వద్దు వెళ్లకు. ఒక్కడివే వెళ్లకు. నేను రావద్దా ప్రభూ! రావద్దా? వచ్చావా! నామాట విన్నావా? నీకు నామీద ఎంతదయ! దా! ఆడుకుందామా? అని చేతులు ముందుకి చాచి పిలిచి పిలిచి పులకరించి, ఆనందాశ్రువులు రాలుస్తూ నిశ్చేష్టుడై కళ్లు మూసుకుని నిల్చుండేవాడు.

ప్రహ్లాదుడు పసితనంలోనే యింత భక్తిపరుడై ఉండడం పూర్వపుణ్యఫలం అనాలి. చుట్టూ కార్చిచ్చులాటి రాక్షస బాలుర సహవాసం. అయినా, తన మనస్సు అలాటి దుష్టస్నేహానికి వశంకానీక అప్రమత్తుడై హరిచరణసేవలో నిమగ్నుడై ఉండడం ఆ పుణ్యాత్ముని అదృష్టం. అందరికీ అలాటి అదృష్టం పట్టదు.

సామాన్యంగా శిశువులకు పరిసరాలు మంచి చెడ్డలను అలవాటు చేస్తాయి. దుష్టుల మధ్య పెరుగుతున్న, తిరుగుతున్న సౌజన్యమే ప్రహ్లాదుడికి పట్టుపడింది. అదేచోద్యం. అలాటి ఉత్తముడైన హరిభక్తుణ్ణి కావాలని పగబట్టి తండ్రి హిరణ్యకశిపుడు చంపడానికి పూనుకున్నాడు.

అనినారదుడు చెప్పగా ధర్మరాజు ఆశ్చర్యంతో అడిగాడు.

నారద మునీంద్రా!

హిరణ్య కశిపుడు అంత పగబట్టి చంపడానికి సిద్ధపడ్డాడంటే ఆశ్చర్యంగా ఉంది.

చెడ్డవాళ్లతో స్నేహం చెయ్యకుండా, మంచితనం కలిగేట్టు బుద్ధులు, సుద్దులు చెప్తూ తండ్రులు కొడుకులను పెంచుకుంటారు. తెలిసో తెలియకో తప్పుచేస్తే అది అలా చెయ్యకూడదు. ఇలా చెయ్యాలి అని దిద్దుతూ మంచి తోవకి తీసుకురావడం తండ్రుల పని. తమ పిల్లలు మంచివాళ్లు కావాలి, పెరిగి పెద్దవాళ్లయి నలుగురిలో మంచివాళ్లనిపించుకోవాలి అని తండ్రులు కోరుకోవడం ఒక పరిపాటి. అంతేగాని పగబట్టి కొడుకులను చంపడానికి ఏతండ్రీ సిద్ధపడడు.

(సశేషం)

ఎన్నో కొనండి నార్టన్ లేక అడ్మిరల్



బాగుగా వంచబడిన ఫోర్కు ఆమర్చుటచే వీటిని నడుపుట సులభము.

హింద్ సైకిల్సు లి., 250 వర్లి, బొంబాయి 18.

MSP/HC-163

సోల్ ఆర్గనైజరు:

హిందూస్తాన్ డీలర్సు లిమిటెడ్,

కెంపెగౌడ రోడ్డు, బెంగుళూరు.

చంద్రికా సబ్బు

(ఔషధీకృతము అండ్ టాయిలెట్)

ఇది అందవికారంగా ఉన్నవారికి అందం చేకూర్చదు

అయితే చర్మాన్ని మృదువుగానుంచి నానా రంగులు, నిగ్గు, మొండు, మొటిమలు మొదలైన చర్మవ్యాధులనుండి కాపాడును. క్రమంతప్పకుండా ఈ సబ్బును వాడుతుంటే, టాయిలెట్ సబ్బుగాను, ఔషధపు సబ్బుగాను, చంద్రికకంటె ఉత్తమమైనది మరొకటి లేదని మీరు గ్రహిస్తారు.

పెద్ద స్టోరు అన్నిటిలోనూ దొరకును.

తయారుచేసినవారు:—

ఎస్. వి. ప్రొడక్టు ఇరింజాలకూడ—కేరళస్టేట్.



FORT GLOSTER INDUSTRIES, LTD.

CABLE DIVISION,

14, NETAJI SUBHAS ROAD, CALCUTTA-1.

Managing Agents: KETTLEWELL BULLEN & CO., LTD.

ఏజెంట్లు:

గార్డన్ ఉడ్రాఫ్ అండ్ కో., (మద్రాసు) ప్రైవేట్ లిమిటెడ్.,

1/21 నార్త్ బీచ్‌రోడ్డు, మద్రాసు—1

వ్యక్తిగతమైన సేవ

చాల కాలపు అనుభవ ఫలిత
మూగా సంపాదించిన ప్రత్యేక
మైన నిపుణతతో ది పంజాబ్
నేషనల్ బ్యాంక్ నేడు మీకు
వ్యక్తిగతమైన సేవ చేయు
టకు సిద్ధముగా ఉంది.

అన్ని రకముల బ్యాంకింగ్ వ్యాపారములు నిర్వహించబడును.

ది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిమిటెడ్

స్థాపితము: 1895

హెడ్ ఆఫీస్: న్యూ ఢిల్లీ

బెడ్‌ఫర్డ్, ఎంబాసెడర్ సర్వీసు

హిమాలయం నుండి కన్యాకుమారి అగ్రం వరకు విస్తరించి ఉంది!

రెఫరెన్సులు:

- ★ సర్వీసు ఇంజనీర్లు
- ■ సేల్సు రిప్రజంటేటివులు
- ● డీలరు పాయింట్లు
- ▲ బ్రాంచి, సబ్ డీలరు పాయింట్లు

అందరు డీలర్లు, సబ్ డీలర్లు, బ్రాంచి పాయింట్ల వద్ద స్పేరు పార్టులు ఎల్లప్పుడు దొరకును.

బెడ్‌ఫర్డ్ ఎంబాసెడర్ ఉన్నవారికి త్రిగుణాత్మకమైన సర్వీసు

SERVICE ENGINEERS

సర్వీసు ఇంజనీర్లు

ప్రాంతము	పేరు	విలాసము	Gram & Phone
ఢిల్లీ	శ్రీ కే. బి. అద్వాని	దీ యునైటెడ్ కమర్షియల్ బ్యాంకుబిల్డింగు 4వ ఫ్లోర్, పార్లమెంటు స్ట్రీట్, న్యూఢిల్లీ.	HINDMOTREP 44605
కలకత్తా	శ్రీ డి. పి. బోస్	కేరాఫ్ ఇండియా ఆటో మొబైల్స్, 3 జస్టిస్ చంద్రమాధవరోడ్, కలకత్తా—20.	INDAUTOMOB 47-3175
బొంబాయి	శ్రీ వి. వి. పటాస్కర్	28—3 సి., బాంబే హవుసింగు బోర్డుకాలనీ, రాజవాడీ, ఘట్కోపర్, బొంబాయి—39.	DIAMOTO 73351-2
మద్రాసు	శ్రీ ఈ. ఎల్. బెల్	కేరాఫ్ వి. ఎస్. టి. మోటార్స్ ప్రై. లి., 34 మవుంట్‌రోడ్డు, మద్రాసు—2.	LAVILAUTO 85627
అహ్మదాబాదు	శ్రీ ఎస్. సేన్	కేరాఫ్ మోటారు సేల్సు అండ్ సర్వీసు, లాల్ దర్వాజా, అహ్మదాబాదు.	DURABILITY 4051
డిబ్రూగర్	శ్రీ కృష్ణకుమార్‌కపూర్	బి 8, జలాన్‌నగర్ సౌత్, చౌక్, డింగీ, డిబ్రూగర్, అస్సాం.	Dibrugarh AUTOHIND 133
ఇండోర్	శ్రీ ఎం. ఎం. భాసిన్	కేరాఫ్ సెంట్రల్ ఇండియా మోటార్స్, 49 మహారాణిరోడ్డు, ఇండోర్.	AUTOMOBILE 6300
జలంధర్	శ్రీ కే. కే. కపూర్	కేరాఫ్ నార్దరన్ మోటార్సు ప్రై. లి., జి. టి. రోడ్డు, జలంధరుసిటీ.	MOTIVITY 3354
లక్నో	శ్రీ ఆర్.ఎస్.ఎస్.షెర్గిల్	కేరాఫ్ నేషనల్ ఆటోమొబైల్స్, హజ్రత్ గంజ్, లక్నో.	ALLIMOTI 5646
నాగపూరు	శ్రీ వి.ఎం.మీనాక్షిసుందరం	కేరాఫ్ ప్రావిన్షియల్ ఆటోమొబైల్ కం., పో. బా. నం. 7, కింగ్సువే, నాగపూరు.	PROAUTO 3048
పాట్నా	శ్రీ మోహన్‌సింగు	కేరాఫ్ పొద్దార్ ఆటో డీలర్స్, ఎగ్జిబిషన్ రోడ్, పాట్నా.	PODDAR 3008
తిరువనంతపురం	శ్రీ సి. వేదగిరి	19—50, కంధరి అమ్మన్ కోయిల్ స్ట్రీట్, పూథెన్‌ఛందై, తిరువనంతపురం—1.	MARIKAR 2355

SALES REPRESENTATIVES

సేల్సు రిప్రజంటేటివులు

పేరు	విలాసము	Gram & Phone
శ్రీ ఆర్. పి. సింగు	యు. సి. ఒ. బ్యాంకు బిల్డింగు, పార్లమెంటు స్ట్రీట్, న్యూఢిల్లీ.	HINDMOTREP 43541-44
శ్రీ బి. రావు, బి.	నేషనల్ గ్యారేజి బిల్డింగు, భూలాభాయ్ దేశాయి రోడ్, బొంబాయి—26.	HINDMOTREP 73544-45
శ్రీ టి. సి. మోంగా	83 బి, పీటర్సురోడ్, రాయపేట, మద్రాస్14	MONGAHIND 86328
శ్రీ సుశీల్‌కుమార్	కేరాఫ్ హిత్కారి మోటార్స్, జి. టి. రోడ్, జలంధరు.	HITMOTORS 287
శ్రీ ఎస్. రామచంద్రన్	52 హకీం అజ్మల్‌ఖాన్ రోడ్, సొక్కికులం, మధుర—2.	HINDMOTREP 390 (Shenbaga)
శ్రీ ఎస్. ఎస్. ఇస్రత్	కేరాఫ్ స్పీడ్ మోటార్స్ (ప్రై) లి., 3 షానజాఫ్ రోడ్, లక్నో.	SPEED MOTOR 3359

1. భారతదేశమందంతటిలో ప్రధాన కేంద్రములందు మాటిక్సు డీలర్లు, వారి బ్రాంచీలు, సబ్‌డీలర్లు ఉన్నారు. దేశపు ప్రతి భాగమందు బెడ్‌ఫర్డ్, ఎంబాసెడర్ ఉన్నవారికి అమ్మకం తర్వాత అవసరమగు [illegible] అద్భుతముగా [illegible] సర్వీసు సదుపాయములు వీరి వద్ద ఉన్నవి.

2. దేశాన్ని 12 ప్రాంతములుగా విభజించి, ప్రతి భాగాన్ని విద్యాధికుడేకాక అనుభవజ్ఞుడైన సర్వీసు ఇంజనీరు ఆధిపత్యంలో ఉంచబడింది. హిందూస్థాన్ ఎంబాసెడర్ కార్లు, విశ్వవిఖ్యాతమైన బెడ్‌ఫర్డ్ ట్రక్కుల యజమానులందరు సర్వీసులోని ప్రత్యేక సమస్యల గురించి ఈ సర్వీసు ఇంజనీరు సహాయమును తీసికొన ప్రార్థితులు. అన్ని ప్రాంతముల సర్వీసు ఇంజనీర్ల పూర్తి పేర్లు, విలాసములు ఈ ప్రక్కన చూపబడినవి.

3. ముఖ్య నగరములలో, అధికానుభవజ్ఞులగువారు అమ్మకముల అధికారులుగా (సేల్సు రిప్రజంటేటివులు) నుంచబడి, అమ్మకములు [illegible] వృద్ధి కావలసిన సర్వీసు సదుపాయములు డీలర్లకు వీరు సమకూర్చునటుల చేయబడినది. [illegible] వీరి సహాయము వెంటనే లభించి, గవర్నమెంటు డిపార్టుమెంటులకు పెద్దవి చిన్నవి కార్లు ఎన్నో ఉన్నవారికి, ప్రతి వాడుకదారునకు, [illegible] ఉపయోగపడుచున్నది.

హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్, కలకత్తా.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

పేరొందిన మా జంపకానాలకు, యుద్ధప్పట్లకు ఆర్డర్లు సంపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ అన్నిచోట్ల మంచి కమీషనుమీద ఏజంట్లు కావలెను. డిపాజిట్టు రూ. 25 మాత్రమే. బాంబే టెక్స్‌టైల్స్, జాంబాయ్ పోస్టు, భవానీ, ద.ఇం.

ప్రకటన

టెలిగ్రాఫిస్టులుగను, సిగ్నలర్సుగను, అసిస్టెంటు స్టేషను మాస్టర్లుగను, వైర్‌లెస్ మరియు టెలిఫోన్ ఆపరేటర్లుగను ఉద్యోగములు చేయుటకు మెట్రిక్, ఎస్. ఎస్. ఎల్. సి. అండ్ పి. యు. సి. విద్యార్థి, విద్యార్థినులకు ట్రెయినింగు యివ్వబడును. పూర్తి వివరములకు ప్రిన్సిపాల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికొమ్యూనికేషన్, రాజమండ్రికి 25 న. పై. పంపవలెను.

కన్య కావలెను

(బ్రాహ్మణేతర ఎం. బి. బి. యస్. డాక్టరు (24 సం.లు—రు. 4, 5 వందలు రాబడి) కు బ్రాహ్మణేతర సంపన్నగృహము నుండి విద్యావంతురాలు కన్య కావలెను. బాక్స్ నెం. 1059, కేరాఫ్ ఆంధ్రప్రభ, విజయవాడ.

టెండరు నోటీసు

శ్రీకాకుళం మునిసిపాలిటీ

1961—62 సం.కు శ్రీకాకుళం మ్యునిసిపాలిటీ తా. అచ్చు మరియు బైండింగు పనులు చేయుటకు సీలు వేసిన టెండర్లు సదరు మ్యునిసిపాలిటీ కమీషనరు వారిచే తేది 10—3—1961 సాయంకాలము 4 గంటలవరకు తీసుకొనబడును. ప్రతి టెండరుతోబాటు రూ. 50 లు ధరావతు పైకము చెల్లించవలెను. ఇతర షరతులు మ్యునిసిపల్ ఆఫీసునుండి తెలుసుకొనవచ్చును.

(సం.) బి. వి. వాయుడు, కమీషనరు.

టెండరు నోటీసు

కారుమూరు పంచాయతీ

కారుమూరు పంచాయతీ, రేపల్లె తాలూకా, కారుమూరుపంచాయతీకి సంబంధించినయీదిగువ పనులను చేయుటకు సీలువేసిన టెండర్లను తే. 4—3—61 శనివారము మధ్యాహ్నము గం. 11 లవరకు ప్రెసిడెంటుగారిచే తీసుకొనబడి ఆదేరోజున కంట్రాక్టర్ల సమక్షములో తెరువబడును. టెండర్లు వేయువారు పంచాయతీ ఆఫీసులో డిపాజిటు చెల్లించి రశీదుపొంది టెండరు ఫారములకు అతపర్చి టెండరు వేయవలెయును. పూర్తి వివరములు పంచాయతీ ఆఫీసు పనిచేయు కాలములో తెలుసుకొనవచ్చును. టెండరుఫారము రు. 0—50 నా.పై. ఇవ్వబడును.

1. శ్రీలంవారి రోడ్ మెటలు వేయుట.
ఎస్టిమేటు రు. 680—00.
2. గుడి అవ్వయ్యగారి రోడ్డు మెటలు వేయుట.
ఎస్టిమేటు రు. 650—00.
3. దోభిలాన చెరువులోని రాతిపవటా రిపేరు చేయుట.
ఎస్టిమేటు రు. 1600—00.
4. కారుమూరుముచెరువులో దక్షిణపుకట్టలో రాతిపవటా వేయుట.
ఎస్టిమేటు రు. 800—00.
5. కారుమూరుము చెరువులో ఉత్తరపుకట్టలో రాతిపవటా వేయుట.
ఎస్టిమేటు రు. 800—00.
6. హైవేస్ రోడ్డునుండి ఎం. శివపున్నయ్యగారి మంచినీటిబావి వర్కు రద్దిము, మట్టిపని చేయుట.
ఎస్టిమేటు రు. 1600—00.
రు. 100—00లకు రు. 5—00 చొప్పున డిపాజిట్లు (పతి ఎస్టిమేటుకు చెల్లించవలయును.

జి. ... రావు, ప్రెసిడెంటు,

నోటీసు

తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ

తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ తాలూకుబస్సుస్టాండు, కార్టుస్టాండులు, మేకలు, గొర్రెలు మరియు పశువుల వధశాలలు పంది ఎరువు లొంగుట వగైరా 1961—62 సం.కు పీజు వసూలు చేసుకొనుహక్కు మునిసిపల్ ఆఫీసువద్ద ...—3—61 తేదీ మధ్యాహ్నము 2—00 గం.కు బహిరంగముగా కమీషనరుగారిచే వేలము వేయబడును. ది. 16—2—61 తేదీగల సీలు నోటీసులోని షరతులువర్తించును. సదరునోటీసు కాపీలు దరఖాస్తుపై మునిసిపల్ ఆఫీసునుండి పొందవచ్చును.

మరియు ఇతర విషయములు ఆఫీసు పని చేయు కాలములో తెలుసుకొనవచ్చును.

(సం.) కె. వి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, కమీషనరు.

టెండరు నోటీసు

మాచర్ల పంచాయతీ

మాచర్ల పంచాయితీ తాలూకు ఆరు పక్కాడయినులున్నూ, ఒక బావి ప్లాటుఫారమున్నూ విర్మించుటకుగాను సీల్డు టెండర్లు ఈపంచాయితీ రిజిస్టర్డు కంట్రాక్టర్ల వద్దనుంచి ...2—3—1961 తేది సాయంత్రము 4 గంటలవరకు యీ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారిచేగాని వారి అనుమతి పొందినవారిచే గాని దాఖలు చేసుకోబడి ఆదేరోజు సాయంత్రము 4—30 గంటలకు హాజరైన టెండరుదార్ల సమక్షమందు తెరువబడును.

ఎస్టిమేట్ల మొత్తము సుమారు రు. 4500 డిపాజిట్టు నూటికి రేక ఆందలి భాగమునకు రూ. 5 లు.

యిందుకు సంబంధించిన వివరములు ఆఫీసు పని వేళలందు తెలుసుకొనవలెను.

కె. దేవదానం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

నోటీసు

కడప డిస్ట్రిక్టు మునసబు కోర్టులో
I.A. No. 133 of 1961
O.S. No. 34 of 1961

సానెపల్లె చిన్నరోశిరెడ్డి సీతారుపల్లె, పైడికాల్వ మజరా కడపతాలూకా పిటీషనర్ (వాది.)

VS

మూల వెంకట సుబ్బయ్య ఇతని కుమార్లు (1) పెద్ద సుబ్బన్న పురప్ పెద్దన్న (2) వెంకట సుబ్బయ్య పురప్ యల్లన్న (3) సుబ్బన్న పురప్ గుర్లెన (4) చిన్నసుబ్బన్న పురప్ బుడ్డన్న, సీతారుపల్లె, పైడికాల్వ మజరా, కడపతాలూకారెస్‌పాండెంట్లు ప్రతివాదులు.

రెస్‌పాండెంట్లు తాలూకు సీతారుపల్లెలో వారు ఇప్పుడు కడుతూయుండు ఇంటికి దక్షిణ దిశగల రస్తాలోనికి వారిఆక్రమణను గురించిన్నీ, ఆదీనిలోనికి వారు వాకిండ్లు పెట్టకుండా యుండు విషయమును గురించిన్నీ పిటీషనరు తన తరపునున్న ఆరస్తా ఉపయోగించు వారి అందరి తరపునను దావా దాఖలు చేసి ఉన్నాడు. మరిన్ని ఈ పిటీషన్‌లో తాను అందరి తరఫున దావా పై మేరకు జరుపుటకు కోర్టు వారి ఉత్తర్వు కోరియున్నాడు.

అట్లు ఉత్తర్వు ఇచ్చు విషయంలో ఈ పిటీషను 6—3—61 తేదీకి అందరి ఎరుక నిమిత్తం వాయిదా వేయబడింది.

కడప, 19—2—61. జి. గంగిరెడ్డి, పిటీషనర్ అడ్వకేటు.

టెండరు నోటీసు

ఈ మునిసిపాలిటీ కన్సర్‌వెన్సీ లారీకి, హెడ్ డ్రాన్ రబ్బిష్ కార్టులకు టైర్లు, ట్యూబులు సప్లయి చేయుటకుగాను 28—2—61 వ తేది సాయంత్రము 4 గంటలవరకు సీలు వేసిన టెండర్లు తీసికొనబడును. టెండరు డిపాజిట్టు మొత్తము రూ. 200 — టెండరు ఫారము వివరములకు ఒక రూపాయి యిచ్చి ఆఫీసు టెజరీలో కట్టి పొందవచ్చును.

మునిసిపల్ ఆఫీసు, చిత్తూరు, 21—2—61. (సం.) పి. మార్టిన్, కమీషనరు.

ప్రకటన

చిత్తూరు సబ్‌జడ్జి కోర్టులో
ఎస్. ని. 96/60.
రామచంద్రనాయుడు—వాది.
రంగయ్యనాయుడు—ప్రతివాది.
ప్రతివాదికి యివ్వు నోటీసు.

మీపై వాది బాండు బాకీకై వేసిన దావాలో మీరు వేరులోగాని లేక వకీలు మూలముగాగాని 1—3—61, 11 గంటలకు పై కోర్టులో హాజరయి ఏమైనా ఆక్షేపణలు చెప్పుకోవలె. ఎడల ఏకపక్షముగా తీర్మానించబడును.

పి. పట్టాభిరామస్వామిరెడ్డి, వాదితరవు అడ్వకేటు.

ప్రకటన

రాజానగరం పంచాయితీ సమితి ఆఫీసు

తూ. గో. జిల్లా

రాజానగరం పంచాయితీ సమితి, ఈ దిగువ వంతకము చేసిన వారిచేగాని, వారిచే నియమింపబడిన మరి ఇతరులచేగాని 1961—62సం.ము నకు రాజానగరం పంచాయితీ సమితి ఆధ్వర్యాన నున్న రాజానగరం మార్కెట్టులో రుసుము వసూలు చేయు హక్కులనుగురించి 1—3—61 తేదీ మధ్యాహ్నము 3 గంటలకు రాజానగరం పంచాయితీ సమితి ఆఫీసునందు బహిరంగముగ వేలము వేయబడును. వేలం నిబంధనలు ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును.

(సం.) పి. రామస్వామి, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు, రాజానగరం.

టెండరు నోటీసు

మండపేట మునిసిపాలిటీ

1961—62లో దిగువ ఐటములు సప్లయి చేయుటకు సీల్డు టెండర్లు మండపేట మునిసిపాలిటి కమీషనర్‌గారిచే 6—3—61 సా. 4గం. వరకు తీసుకొన బడును. టెండర్లు సా. 4—30గం.కు తెరవ బడును. టెండర్లతో నిర్ణీతమైన నగదు డిపాజిట్లు చెల్లించవలెను. మిగతా వివరములు మండపేట, మునిసిపల్ ఆఫీసునుండి పొందవచ్చును.

స్టేషనరీ సామానుల సప్లయి, ప్రింటింగు, లైటింగు సామానులు, కిరోసిన్‌నూనె, మలేరియల్ 'బి' ఆయిలు, ట్యూబ్‌వెల్ భాగములు, ఎస్. ఎస్. బండ్లకు ఎద్దులు, చీపురు కట్టలు, తదితర పబ్లిక్ హెల్త్ సామానులు, బండ్లకు వాహనములకు నంబరు ప్లేట్లు వగైరా

బి. దేవపాలన, కమీషనర్.

వైద్యము

దీర్ఘరోగములకు నమ్మకమైన చికిత్సకులు: రావూస్ (ప్రొడక్ట్స్), పెట్యూరి వారి తోట, గుంటూరు—1. వీరు పరికరముల సహాయం లేకుండానే నాడీ పరీక్షతో వ్యాధి నిర్ణయింతురు. క్యాటలాగు: ఉచితం.

'కుట్టుపని' గ్రంథములు

కుట్టుపని కత్తిరింపులు రు. 1—00
కుట్టుపని రహస్య బోధిని రు. 0—62.
బెతాయింపు టైలరింగు రు. 3—50. గుడ్డ ఏమీపోకుండా కత్తిరింపుట, బొమ్మలతో మంచి ఆదాయము కలిగించును. దర్జీలకే గాక ప్రతి యింట యీవాడు నుండ దగినవి. రచయిత. గొగినేని పున్నారావు చౌదరి, మోపర్రు, తెనాలి తా.



భద్రాద్రిరామాలయసముద్ధరణ "ఆంధ్రప్రభ" నిధి

పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించబడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ అడుసుమిల్లి వీరయ్య, చౌదురి, నందివాడ	20—00
శ్రీ యస్. వి. త్రినాధరావు, బూరిజ	13—20
శ్రీ దేవిసెట్టి బసవ పున్నయ్య, తెనాలి	10—00
శ్రీ గంగిరెడ్డి నరసింహం, తుమ్మలపాలెం	10—00
శ్రీ డి. యల్. నరసింహారావు, జగ్గయ్యపేట	5—00
శ్రీమతి వి. వేదవతమ్మ, ఫిరంగిపురం	5—00
కుమారి అన్నంకి ఇందిరాదేవి, ఫిరంగిపురం	5—00
శ్రీ దుద్దుపూడి లక్ష్మీనారాయణ, తురుమెల్ల	5—00
శ్రీ డి. శ్రీరామచంద్రమూర్తి, విశాఖపట్నం	5—00
శ్రీ యస్. వి. త్రినాధరావు, బండ్లాం	5—00
శ్రీమతి పోతురాజు రాధామనోహరి, ఇబ్రహీంపట్నం	5—00
శ్రీ వల్లూరి రఘునాథరావు, గుంటూరు	5—00
మిస్టర్ అండ్ మిస్ట్రెస్ గంజి నరసింహారావు, గుంటూరు	5—00
శ్రీ యల్. నారాయణస్వామి, సికింద్రాబాదు	5—00
శ్రీ కోట నారాయణ, విజయవాడ	5—00

రూ. 2—00 విరాళమిచ్చినవారు.

చందు రాజారావు, జి. రాజన్న, జి. వాసుదేవయ్య, కూచిభొట్ల వెంకట పార్వతీశ్వరరావు కుమార్, కేతముక్కు వెంకట హనుమంతరావు.

రూ. 1—00 విరాళమిచ్చినవారు.

కొత్తా సూర్యనారాయణ, యస్. రామరాజు, గొడవర్తి బలరామస్వామి, ఎ. నారాయణ, నిన్నటివరకు వసూలయినది

మొత్తం రు. 1,42,002—64

వెరశి రు. 1,42,124—84

(ఆంధ్రప్రభ భద్రాద్రి రామాలయనిధి విరాళాల వివరములు సోమవారం పత్రికలో వెలువడవు. తిరిగి మంగళవారం ప్రకటించబడును. —ఎడిటర్)

క్షయ రోగులకు సహాయం

మంగుళూరు రోటరీక్లబ్ కొత్తపథకం

మంగుళూరు, ఫిబ్రవరి 23:—మంగుళూరు రోటరీక్లబ్‌వారు రోటరీ 56వ వార్షికోత్సవ సందర్భంగా ఒక క్రొత్తపథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీము ద్వారా ప్రతిరోటరీ క్లబ్ సభ్యుడూ 150 రూపాయలు విరాళం ఇవ్వాలి. ఆ విరాళంతో బీద క్షయ రోగులకుచికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ప్రతి సభ్యుడూ ఒక క్షయ రోగిని భరించాలి. మంగుళూరు మున్సిపల్ చైర్మన్ శ్రీ శ్రీనివాసనాయక్ ఈ సందర్భంలో ప్రసంగిస్తూ తాము ఒక రోగిని భరించగలనని రోటరీ క్లబ్‌గనుక కోరితే మున్సిపాలిటీ కూడా కొందరు క్షయ రోగులనుభరించగలదని అన్నారు.

ఈ స్కీముకు శ్రీ రామకృష్ణ మఠానికి చెందిన స్వామి విద్యానంద ప్రారంభోత్సవంచేశారు.

శ్రీకాకుళంజిల్లా పరిషత్తు సమ్మేళనం

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24:—జిల్లాపరిషత్ ఆధ్వర్యాన, ఇటీవల జిల్లా స్థాయిప్రథమ సమ్మేళనం పరిషత్ ఆఫీసులో రెండు రోజులు జరిగింది. దానికి జిల్లా కలెక్టరు శ్రీ వి. పి. రామారావు ప్రారంభోత్సవం చేశారు.

పరిషత్ అధ్యక్షులు శ్రీ బెండి కూర్మన్న 42 కోట్ల రూపాయలు విలువచేసే మాస్టరు ప్లాన్‌ను సమర్పించారు.

ఆఖరురోజున ఆర్థికమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డిగారు అంతిమోపన్యాసంయిస్తూ, పెద్ద చిన్న పరిశ్రమలు నెలకొల్పుతేప్రజలకు చేతినిండ పనివస్తుందనీ, దేశం ఆర్థికంగా పురోగమిస్తుందని చెప్పారు.

ఎంతోమంది శాసనసభ్యులు చక్కటి సలహాలు యిచ్చారు.

వాణిజ్య పరిశ్రమలశాఖ అసిస్టెంట్ డైరెక్టరు—ఈజిల్లాలో అయిదుపరిశ్రమలప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నవనీ, ఎందుచేతనో మూడవప్లానులో చేర్చబడలేదనీ, దానిగురించి పరిషత్‌పట్టుదలతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి గారు అభివృద్ధి పథకం అమలు చేయాలంటే సభ్యులందరూ కలిసి నిరంతరకృషితోపని చేయాలని సూచించారు.

శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి గోదావరి పర్యటన

అంబాజీపేట, ఫిబ్రవరి 23:—వాజీమంత్రి శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డి గారికి పూబలంక, రావులపాలెం గ్రామాలలో ఇటీవల సన్మానం జరిగింది.

శ్రీ సుబ్బారెడ్డి శాసనసభ్యుడు శ్రీ మంతెన వెంకట సూర్య సుబ్బరాజు తాలూకా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కందుకూరి సూర్యనారాయణలతో కలిసి ర్యాలి గ్రామం వెళ్ళి వచ్చారు. పూబలంకలో తాలూకా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ ఎ. వి. కె. సోమయాజులు మండల కాంగ్రెసు సభ్యులు స్వాగతం చెప్పారు. సన్మానసభకు శ్రీ సూర్యనారాయణ అధ్యక్షత వహించారు.

రావుల పాలెములో జరిగిన సన్మాన సభకు శ్రీ కందుకూరి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు.

నిడుబ్రోలు గ్రామంలో అగ్నిప్రమాదం

నిడుబ్రోలు, ఫిబ్రవరి 23:—ఇక్కడకు రెండుమైళ్ళదూరంలోగల కసుకుర్రు గ్రామంలో నాలుగు తాటాకుఇండ్లు అగ్ని ప్రమాదానికి గురిఅయినవి. ఒక దూడ కాలిపోయింది. ధాన్యం, వస్తువులు ... నష్టం సంభవించినట్లు అంచనా వేయబడింది.

"భారతీయ వ్యవహారకోశం"

40 వేల పదాలుగల నిఘంటువు ప్రధాని నెహ్రూకు సమర్పణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:—16భాషలనుండి సేకరించిన 40వేల పదాలతో 'భారతీయవ్యవహారకోశం' పేరిట తాను సిద్ధం చేసిన బృహత్తరనిఘంటువును ప్రసిద్ధ భాషావేత్త శ్రీ విశ్వనాథనరవనే నేడు నిన్న ప్రధానినెహ్రూకు సమర్పించారు. నిత్యవ్యవహారానికి సంబంధించిన 375ప్రయోగాలను, ఇతర భాషలలో వాటికి సమమైన ప్రయోగాలను ఇందులో పొందుపరచారు. భారత రాజ్యాంగం గుర్తించిన 14భాషలతో పాటు ఇంగ్లీషు, సింధీ భాషల పదజాలాన్ని కూడా ఇందులో నిక్షిప్తం చేశారు.

బస్తర్ మహారాజా పట్టాభిషేకం

భోపాల్, ఫిబ్రవరి 24 :—బస్తర్ మహారాజా విజయచంద్రభంజ గత సోమవారం, మంగళవారంనాడు సంప్రదాయ సిద్ధమయిన ఆచారాల ప్రకారం పట్టాభిషిక్తులయ్యారు. నేడు ఆయన మతాచార ప్రకారం గిరిజనుల కుల పెద్దఎదుట దేవాలయంలో పూజలు చేశారు.

శ్రీ లుముంబా హత్యపట్ల రాష్ట్ర శాసనసభ సంతాపం

హైదరాబాదు, ఫిబ్రవరి 24—కాంగో తొలి ప్రధాని పాట్రిస్ లుముంబా మరణానికి సంతాప సూచనగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ నిన్న రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.

స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావుగారు మాట్లాడుతూ సామ్రాజ్యవాదుల ఏజంట్ల చేతులలో లుముంబా మరణించారనే వార్త మనలను దిగ్భ్రాంతులను చేసిందన్నారు. శ్రీ లుముంబాను అత్యంతం విషాద పరిస్థితులలో మరణానికి గురిచేయడంపట్ల తన తీవ్రమైన ఆగ్రహాన్ని వెలువరిస్తున్నదన్నారు.

పారిశ్రామిక పెట్టుబడి సంస్థ సహాయం

ఆరు సంవత్సరాలలో 95 కంపెనీలకు ఋణాలను ఇచ్చినట్లు వెల్లడి

బొంబాయి, ఫిబ్రవరి 24:—1960 డిసెంబరు ఆఖరువరకు గత ఆరు సంవత్సరాలుగా భారతీయ పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ సుమారు 95 కంపెనీలకు 31.41 కోట్ల రూపాయల వరకు సహాయం చేసిందని శ్రీ జి. యల్. మెహతా ప్రకటించారు. ఇదేకాలంలో కంపెనీలకు యివ్వాలని ఆమోదించిన 7.3కోట్ల రూపాయలను చివరకు ఉపసంహరించడం జరిగిందన్నారు.

భారతీయ పారిశ్రామిక పెట్టుబడి సంస్థకు శ్రీ జి. యస్. మెహతా అధ్యక్షుడు. పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ ఋణసహాయం పొందిన 95 కంపెనీలలోను 49 కొత్త కంపెనీలని వెల్లడిచేశారు. విదేశమారక ద్రవ్యం రూపంలో సహాయంచేసిన మొత్తం 12.6 కోట్ల రూపాయల వరకు కలదన్నారు.

గతసంవత్సరమే 44 కంపెనీలకు 13.4 కోట్ల రూపాయల మేరకు సహాయం చేశామని శ్రీ జి. యస్. మెహతా పేర్కొన్నారు.

ప్రపంచ బ్యాంకునుండి భారతీయ పారిశ్రామిక పెట్టుబడి సంస్థకు యింతవరకు విదేశ మారకం రూపంలో మూడుదఫాలుగా ఋణం అందినదని, ఈమూడు ఋణాల విలువ మొత్తం నాలుగుకోట్ల డాలర్లవరకు ఉండగలదని వివరించారు. ప్రపంచ బ్యాంకు అందజేసిన ఋణాలకు భారత ప్రభుత్వం గ్యారంటీ యిచ్చినదని పేర్కొన్నారు.

స్వల్పకాలిక డిపాజిట్లకు వడ్డీ

వెనుకటి పరిమితిని రద్దుచేస్తూ రిజర్వుబ్యాంకు నిర్ణయం

బొంబాయి, ఫిబ్రవరి 24:—స్వల్పకాలిక వాయిదా డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటుపై పరిమితి విధిస్తూ గత సంవత్సరం సెప్టెంబరు 21 వ తేదీన జారీచేసిన ఉత్తరువును రిజర్వుబ్యాంకు నిన్న రద్దుచేసింది.

ఈ ఉత్తరువు ననుసరించి బ్యాంకు రేటుకు రెండుపంతులు మించి స్వల్పకాలిక వాయిదా డిపాజిట్లపై వడ్డీ చెల్లించడానికి వీలులేదని రిజర్వుబ్యాంకు ఆదేశించింది. మార్కెట్‌లో కరెన్సీ చెలామణిని పరిశీలించిన అనంతరం తామీ నిర్ణయానికి వచ్చామని రిజర్వుబ్యాంకు తన ప్రకటనలో వివరించింది.

ఎరువులకు "పూల్" ధర

కేంద్రమంత్రి శ్రీ పాటిల్ వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 25:—ప్రయివేటు రంగంలో యిటీవల ఏంజాదైన ఎరువుల ఫ్యాక్టరీలు ఉత్పత్తిని ప్రారంభించిన తరువాతకూడా, ఎరువులకు ఒక నిర్ణీత ధర అవసరమని కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ఎస్. కె. పాటిల్ నిన్న లోక్‌సభలో చెప్పారు.

శ్రీ బ్రజరాజసింగ్‌కు సమాధానమిస్తూ, ప్రతి ఫ్యాక్టరీ వాడే ముడిపదార్థాలు వేర్వేరుగా ఉండగలవని శ్రీ పాటిల్ చెప్పారు. అందువల్ల ఒక తక్కువ ఖర్చుతో ముడిపదార్థాలు లభించిన ఫ్యాక్టరీకి కొద్దిగా ఎక్కువగా లాభం రావచ్చుననీ, అలాభాన్ని ముడిపదార్థాలకు ఎక్కువ ఖర్చుపెట్టే ఫ్యాక్టరీకి ఇవ్వవలసివుంటుందనీ అన్నారు. ఫ్యాక్టరీలన్నీ ఉత్పత్తిని ప్రారంభించిన తరువాతనే "పూల్ (రేట్)" నిర్ణీత ధర ఎలా ఉండేదీ నిష్కర్షగా తేలగలదన్నారు.

ప్రారంభంలో కేంద్ర వ్యవసాయమంత్రి డాక్టర్ పంజాబురావ్ దేశ్‌ముఖ్ ఎరువుల పంపిణీలో కనుపించే కొన్ని "లోపాలను" పరిశీలించడానికి ప్రభుత్వం ఒక సంఘాన్ని నియమించిందన్నారు. ఆ సంఘం నివేదికకై ప్రభుత్వం ఎదురుచూస్తున్నదన్నారు.

1960—61 లో పంపిణీకి లభ్యమయ్యే ఎరువులు (అమోనియా సల్ఫేట్) 10.86 లక్షల మెట్రిక్ టన్నులని ... చెప్పారు.

చేతి పరిశ్రమలకై అదనంగా 8 కోట్లు

—: x :—

కేటాయించాలని అఖిలభారత చేతి వృత్తుల అభివృద్ధి సంఘం అభ్యర్థన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25:—తృతీయ ప్రణాళికా కాలంలో, చేతిపరిశ్రమల అభివృద్ధికై అదనంగా 8 కోట్ల రూపాయలను కేటాయించవలసినదిగా, అఖిల దానికి అఖిలభారత చేతివృత్తుల వ్యవహారాలబోర్డు నిర్ణయించుకొన్నది.

ఈమధ్య ఈ వ్యవహారాలను పరిశీలించి నిపుణుల సంఘం 27 కోట్లు కేటాయించవలసినదిగా సిఫారసు చేసింది. చేతిపరిశ్రమల వస్తువులు దేశంలో బాగా చెల్లుబడి అవుతున్నాయి. చేనేతవస్త్రాల ఎగుమతికూడా బాగున్నది. 1953 లో 32.33 లక్షల విలువగల వస్తువులు ఎగుమతి అయితే, 1959 లో ఇది 147 లక్షలకు పెరిగింది. దంతపు వస్తువుల ఎగుమతి 1.93 లక్షలనుంచి 10.88 లక్షలకు పెరిగింది. ఉన్ని శాలువల ఎగుమతి 1.13 లక్షలనుంచి 4.32 లక్షలకు తివాచీలు 78.85 లక్షలనుంచి 100.89 లక్షలకు పెరిగాయి.

ఇక ముమ్ముందు ఈ ఎగుమతులు మరింత హెచ్చడానికి కావలసినంత అవకాశం ఉంది. భారతదేశంలో తయారవుతున్న చేతిపరిశ్రమల వస్తువులకోసం విదేశాలు, ఎగబడుతున్నవి.

బొంబాయిలో 65 మంది అరెస్టు

సోషలిస్టుల నిరసనప్రదర్శన

బొంబాయి, ఫిబ్రవరి 23 :—ఎలిజబెత్‌రాణి రాక సందర్భంలో జరిగిన దుబారా ఖర్చులకు నిరసనగా సోషలిస్టు పార్టీవారు జరిపిన నిరసన ప్రదర్శనలో 65 మందిని పోలీసులు కస్టడీ లోనికి తీసుకున్నారు. వీరిలో శ్రీ పి. ఎన్. సింఘ్ అనే సోషలిస్టు పార్లమెంటు సభ్యుడుకూడా కలరు. 150 మంది కార్యకర్తలను అరెస్టు చేశారని 20 మంది గాయపడ్డారనీ, పార్టీవారు ప్రకటించారు.

కలకత్తాకు శ్రీ కొసిగిన్ రాక

కలకత్తా, ఫిబ్రవరి 24 :—సోవియెట్ యూనియన్ ఉపప్రధాని కొసిగిన్, ఆయన సతీమణి నిన్న ఇచ్చటకు న్యూఢిల్లీనుండి 3 రోజులు పర్యటనకై వచ్చారు. విమానాశ్రయంలో వారికి డాక్టర్ బి. సి. రాయ్, చైనా, జకొస్లొవియా దౌత్యప్రతినిధులు స్వాగత మిచ్చారు. శ్రీ కొసిగిన్ 25 వ తేదీన ఢిల్లీకి వెళతారు.

బందరులో శ్రీ రుద్రయాగం

ఈ నెల 27 వరకూ జరపడానికి ఏర్పాట్లు

బందరు, ఫిబ్రవరి 24 :—ఆస్తికవర్యులగు పలువురు పురప్రముఖుల సంకల్పబలమున, బందరు నిజాంపేటలో వేంచేసియున్న మహిషాసురమర్దనీ సహిత శ్రీ కాశీవిశ్వేశ్వరాలయమున ఫిబ్రవరి 16న ప్రారంభింపబడిన శ్రీ రుద్రయాగం లోకకల్యాణార్థంగాసాగుచున్నది. ఫిబ్రవరి 27న ముగింపు. ఈ క్రతువును శ్రీ విద్యా శంకరభారతీస్వాముల (గాయత్రీపీఠాధిపతులు) వారు బహు శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నారు.

ఉషః కాలమునుండి అర్ధరాత్రివరకునిర్విరామముగా యీద్వాదశదినములూ, పూజలు, అభిషేకములు, భగవద్గీతాది ప్రముఖ గ్రంథములనుండి ప్రవచనములు, పండిత ప్రకాండులచే ఉపన్యాసములు, భాగవతారుల హరికథలు, భజన బృందముల నామకీర్తనాది భజనలూ జరుగుచూ వేలాది ప్రజలను ఆకర్షిస్తున్నవి. ఉభయ పొద్దులా వందలాది ప్రజలకు అన్నశాంతిజర్గుచున్నది.

దాతలు యథోచితంగా ద్రవ్యం, సంభారాలు సమకూర్చి దైవకార్యము తుద నెగ్గించగలరని వారు ఆశిస్తున్నారు. నిత్యమూ ఒకకుటుంబం శివకల్యాణములు జరుపుచున్నారు. ఇటీవల శ్రీ రాజరాజేశ్వరీ (త్రిదండి విధానం) మహాపూజ ఉదయం 8 నుండి రాత్రి 10 వరకూ సాగినది.

ప్రథమ దినమున శ్రీ విద్యాశంకర భారతీస్వామి శ్రీ బోధానందపురి మహారాజస్వామి సమక్షమున కృష్ణాజిల్లాజడ్జి శ్రీ త. వ్యాఘ్రే క్రతువుకు ప్రారంభోత్సవం జరిపారు.

'లోకాఃసమస్తాః సుఖినోభవంతు'గా ఇట్టి విజరుగుతాయుంటూ యీ లాటి మహత్కార్యం సంకల్పించిన బందరు పౌరులను ప్రశంసించారు.

సోషలిస్టు పద్ధతి సమాజమంటేఏమిటి?

నిర్వచనకు ప్రత్యేకంగా సారథ్యసంఘం ఏర్పాటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:—కాంగ్రెసు పార్టీకి ఆదర్శమయిన సోషలిస్టు నమూనా సమాజమంటే ఏమిటో నిర్వచించడానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కాంగ్రెసు పార్లమెంటరీ ఉపసంఘం నిన్న సమావేశ మయింది.

ప్రధాని నెహ్రూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తూ 'సోషలిస్టు దృక్పథాన్ని' గురించి నిర్వచించేటప్పుడు, ఆర్థికసంపదను ఇప్పటికంటె సక్రమంగా పంపిణీ చేయాలన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యం యివ్వాలని సూచించారు.

ఉపసంఘంలో చేరిన 104 మందిలోను 60 మంది సమావేశానికి హాజరయారు. సమావేశానికి ప్లానింగ్‌మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా అధ్యక్షత వహించారు. భారతదేశంలో భవిష్యత్తులో నెలకొలనున్న సోషలిస్టు సమాజం స్వరూపంయొక్క లక్షణాలను స్థూలంగా నిర్వచించడమే ఈ సంఘంయొక్క ప్రధాన బాధ్యత.

దేశంలో ఉత్పత్తిని పెంచనిచో ఆర్థికసంపద సక్రమ పంపిణీ అనేప్రశ్న ఉదయించదని పేర్కొన్నారు. అధికోత్పత్తి కష్టించడం ద్వారానే సాధ్యం కాగలదని, సోవియట్ యూనియన్ వంటి దేశాలు అనేక త్యాగాలకోర్చి కృషి చేసినందువనే పురోగమించగలిగినవని వివరించారు.

ప్రధాని నెహ్రూ సమావేశంలో కొద్ది నిమిషాలపాటు మాత్రమే ఉన్నారు. 15 రోజులలోగా తృతీయ ప్రణాళిక తుదిముసాయిదాను పార్లమెంటుకు సమర్పించ నున్నామని శ్రీ నందా చెప్పాడి చేశారు. 90నిమిషాలపాటు ఉపసంఘంఅనుసరించవలసిన కార్యక్రమం గురించి చర్చ జరిగింది. ఆతరువాత సోషలిస్టు సమాజం, సిద్ధాంతం, వీటి లక్ష్యాలు నిర్వచిస్తూ స్థూలంగా ఒక ముసాయిదాను తయారుచేసి ఉపసంఘానికి సమర్పించడానికి ఏడుగురు సభ్యులతో ఒక సారథ్యసంఘాన్ని ఎన్నుకొన్నారు.

ఈ సంఘంలోనిసభ్యులపేర్లివి:(1) శ్రీ గుల్జారీలాల్ నందా (2) డాక్టర్ రామ్‌సుభాగ్ సింగ్, (3) శ్రీ మహావీరత్యాగి, (4) శ్రీ కె. డి. మాలవియా, (5) శ్రీ యస్. యన్. మిశ్రా, (6) శ్రీ జయనారాయణ్ వ్యాస్, (7) శ్రీ విభూతి మిశ్రా.

ప్రతివారూ దుస్తులు హాయిగాఉండాలనే కోర్తారు
పెనామా బనియన్లు
పెనామా హొజైరీస్ తిరుప్పూర్

నేడే ప్రారంభము

నూతనముగా నిర్మింపబడిన

షో-రూం & టాటా-మర్సిడీస్-బెంజ్-సర్వీస్ సెంటర్



శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్,

సుభాష్ రోడ్డు, కాకినాడ.

ప్రారంభకులు:
ఆంధ్రప్రదేశ్ విద్యా, రవాణాశాఖా మంత్రి
గౌ. శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు

ఆహ్వానితులు:
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖామంత్రి, ఎ. పి. సి. సి. ప్రెసిడెంట్
గౌ. శ్రీ ఎం. పళ్లంరాజు

'పాథెట్‌లావో దళాలను బలపరచండి'

: x :

శాంతి స్థాపనకు యిది అవసరమని లావోస్ ప్రజలకు సౌవన్నఫోమా విజ్ఞప్తి

హాంగ్‌కాంగ్, ఫిబ్రవరి 25:—

లావోస్‌లో సుస్థిరశాంతిస్థాపనకు, శాంతిభద్రతలను చేకూర్చడానికి, తటస్థ విధానాన్ని అవలంబించటానికి వీలుగా పాథెట్‌లావో దళాలను లావోస్ ప్రజలు పూర్తిగా బలపరచాలని తటస్థ ప్రభుత్వాధినేత సౌవన్నఫోమా విజ్ఞప్తి చేశారు.

ఉత్తర లావోస్‌లో కెప్టెన్ కాంగ్‌లీ, పాథెట్‌లావో దళాల ఆక్రమణక్రింద వున్న ప్రాంతాలలో ప్రస్తుతం సౌవన్నఫోమా పర్యటిస్తున్నారు.

ఖాంగ్‌హాంగ్ అనే ప్రాంతంలో ఒక సమావేశంలో ప్రసంగిస్తూ తన ఆధ్వర్యాన ఏర్పడివున్న 'చట్టబద్ధ ప్రభుత్వానికి' అవరోధాలు కల్పిస్తున్న అమెరికా చర్యలను సౌవన్నఫోమా నిశితంగా విమర్శించారు. లావోస్ అంతరంగిక వ్యవహారాలలో అమెరికా జోక్యం గలిగించుకుంటున్నదని, డబ్బు పంచులు, ఆయుధాలు గుమ్మరించడంద్వారా, లావోస్ సైన్యాన్ని దురాక్రమణ చర్యలకు సాధనంగా వినియోగించుకోడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

పాథెట్‌లావో దళాలను బలపరచడం నేటి పరిస్థితులలో అవసరమని, లావోస్‌లో శాంతిస్థాపనకు, తటస్థ విధానాన్ని అనుసరించడానికి యిది అవసరమని ఆయన వివరించారు.

పాథెట్ లావో దళాలకు ప్రిన్స్ సౌఫానోఫాంగ్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌సౌఫానోఫాంగ్ తటస్థ ప్రభుత్వాధినేత సౌవన్నఫోమా జ్ఞాతి సోదరుడు.

అమెరికా లావోస్‌లోని ప్రిన్స్ బౌవోమ్ మితవాద పక్ష ప్రభుత్వాన్ని బలపరుస్తున్నది.

పాథెట్‌లావో దళాలకు ఆయుధాలు

రష్యా తిరిగి సరఫరా చేస్తున్నదని అమెరికా ఆరోపణ

వాషింగ్టన్, ఫిబ్రవరి 25:— లావోస్‌లోని పాథెట్‌లావో దళాలకు సోవియట్ యూనియన్ విమానాలద్వారా ఆయుధాల సరఫరా నిన్న తిరిగి ప్రారంభించిందని అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది.

రష్యా ఆయుధాల సరఫరాను నిలిపివేసిందని, కాని ఇటీవల తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తున్నదని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి లింకన్‌వైట్ ప్రకటించారు.

బర్మా, మలయా, కంబోడియా దేశాలలో తటస్థ పరిశీలక సంఘాన్ని ఏర్పాటు చేయాలని లావోస్‌రాజా చేసిన సూచనపట్ల తన వైఖరిని బ్రిటన్‌కు రష్యా తెలియచేసిందని లింకన్ వైట్ ప్రకటించారు. అయితే సోవియట్ యూనియన్ వైఖరి ఏమిటి' తెలియపరచటానికి ఆయన నిరాకరించాడు.

అమెరికన్ పోలారిస్ జలాంతర్గాములకు బ్రిటన్‌లో స్థావరం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇటీవల లండన్‌లో పెద్దపెట్టున జరిగిన నిరసన ప్రదర్శనానికి నాయకత్వం వహించిన లార్డ్ రస్సెల్ (వయస్సు 88 ఏళ్లు) తన సహచరులతో బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ కార్యాలయం ఎదుట పేవ్‌మెంట్ మీద కూర్చున్నప్పటి చిత్రం

భారత వాణిజ్యమండలి వార్షికోత్సవాలు

ప్రధానిచే ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:—

భారత వాణిజ్య పారిశ్రామిక మండలి ఫెడరేషన్ 34వ వార్షిక సమావేశం మార్చి 25వ తేదీన యిచ్చట విజ్ఞానభవన్‌లో జరుగుతుంది. సమావేశాలను శ్రీ నెహ్రూ ప్రారంభిస్తారు. ఫెడరేషన్‌కు శ్రీ కశవ్‌చంద్ థాపర్ అధ్యక్షులుగా ఎన్నిక కాగలరు.

బీహార్ మంత్రివర్గ విస్తరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:—

బీహార్ మంత్రివర్గంలో మరి నల్గురు సభ్యులు చేరవచ్చునని తెలియవస్తున్నది. దీనితో మంత్రుల సంఖ్య 11 వరకు పెరుగుతుంది. హోంమంత్రి పంత్‌ను చూడవచ్చిన ముఖ్యమంత్రి శ్రీ ఝా, మంత్రివర్గ విస్తరణ సమస్యపై కొద్దిరోజులుగా శ్రీ జగ్‌జీవన్‌రాంతో సంభాషించారు.

జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ హాజరయే సూచన

మిత్రరాజ్యసమితి, ఫిబ్రవరి 24—

వచ్చే నెలలో జరుగనున్న మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ, హాజరు కావచ్చునని నేడిక్కడ దౌత్య వర్గాలద్వారా విశ్వసనీయంగా తెలియవస్తున్నది.

మార్చి నెలలో జరుగనున్న మిత్రరాజ్యసమితి ప్రత్యేక సమావేశంలో 99 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అమెరికా ప్రెసిడెంటు కెన్నడీ, ఈ సమావేశంలో పాల్గొని, అందరితో పరిచయం ఏర్పరుచుకోవాలని అభిలషిస్తున్నట్లు తెలియవస్తున్నది.

ఈ సమావేశానికి సోవియెట్ ప్రధాని కృశ్చేవ్ కూడా హాజరు కావచ్చునని అనుకొంటున్నారు. అయితే ఈవిషయమై ఇచ్చటుగల సోవియెట్ అధికారులు యింతవరకు ఏమీ సూచనగానైనా అనలేదు.

కృశ్చేవ్‌ను మిత్రరాజ్య సమితి సమావేశంలో కలుసుకోవడం తనకెంతో సంతోషప్రదంగా వుంటుందని కెన్నడీ భావిస్తున్నట్లు అమెరికా రాయబారి అడ్లాయ్ స్టీవెన్‌సన్ క్రిందటివారం ప్రకటించాడు.

కృశ్చేవ్ కనక అటువంటిసమావేశాన్ని వాంఛిస్తున్నట్లయితే తాను మిత్రరాజ్యసమితిలో ఆయన్ని కలుసుకోగల అవకాశం ఉన్నదని కెన్నెడీ భావిస్తున్నారట. ముందుగానే శిఖరాగ్ర సమావేశం జరగాలన్న సోవియెట్ ప్రతిపాదనపట్ల అమెరికా అధికారులు సుముఖంగా లేరు.

మిత్రరాజ్య సమితి సమావేశంలో కృశ్చేవ్‌ను తాను కలుసుకొన్నప్పటికీ, ఆయనతో సమస్యలన్నింటిని సవివరంగా చర్చించడానికి కెన్నడీ యిష్టపడడంలేదు. కాని మిత్రరాజ్యసమితి సమావేశానికి హాజరై, ఆసియా, ఆఫ్రికాదేశాల నాయకులతో సంబంధాలు పెంపొందించుటకు మాత్రం ఆయన కుతూహల పడుతున్నారు.

మిత్రరాజ్య సమితి సమావేశంలో కాంగో, హంగరీ, టిబెట్, కొరియా మున్నగుదేశాల సమస్యలను గురించి ఈసారి చర్చ జరుగుతుంది.

ఏప్రిల్‌లో ఐక్మన్ విచారణ

కనోగిస్, ఫిబ్రవరి 24:—

ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ ఆదేశానుసారం 50 లక్షలమంది యూదులను పొట్టనుబెట్టుకొన్న అడాల్ఫ్ ఐక్మన్‌ను ఏప్రిల్ 10 వ తేదీన జెరూసలెంలో విచారణ చేస్తారు. అతనితరఫున వాదించడానికై సెర్వాటియస్ హాజరవుతాడు.

హామర్‌షెల్డ్ పదవీ విరమణ తగదు

నెహ్రూ అభిప్రాయం

ఢిల్లీ, ఫిబ్రవరి 24:—

మిత్రరాజ్య సమితి సెక్రటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్ పదవినుండి వెళ్లిపోవటం కాంగో సమస్య పరిష్కారానికి తోడ్పడదని ప్రధాని శ్రీ నెహ్రూ నేడు విదేశవ్యవహారాలపై పార్లమెంటు సంప్రతింపుల సంఘానికిచెప్పినట్లు తెలుస్తున్నది.

అనేక అంతర్జాతీయ సమస్యలపై ఆయన ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేసినట్లు కూడ తెలుస్తున్నది.

కాంగోకు భారతదేశం సైన్యాలను పంపటమా లేదా అనేది కాంగోలో సమితిగైకొనే తీవ్ర చర్యలపై ఆధారపడి ఉంటుందని శ్రీ నెహ్రూ చెప్పారట.

బ్రిటిష్‌రాణి పర్యటనపై ప్రభుత్వం అతిగా ధనం ఖర్చుచేసినదని ఒక సభ్యుడు విమర్శించగా అదేమంత పెద్ద మొత్తంకాదని ప్రధాని అన్నారట.

చైనా — భారత దేశాల సరిహద్దు సమస్యపై ఇక తీసికొనేచర్యను గురించి అడుగగా ఇంకా ఏమీ నిర్ణయం కాలేదని శ్రీ నెహ్రూ చెప్పినట్లు తెలుస్తున్నది.

టెహరాన్‌లో లుముంబా అనుకూల ప్రదర్శన

మాజీప్రధాని కారు దగ్ధం

టెహరాన్, ఫిబ్రవరి 24:—

"లుముంబా వర్ధిల్లాలి, స్వాతంత్ర్యం చిరస్థాయి అగుగాక" అంటూ నినాదాలు చేస్తూ 1008 టెహరాన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు నిన్న యిచ్చట గొప్ప ప్రదర్శన జరిపారు. మాజీ ప్రధాని కారును తగులబెట్టారు. మంటలను ఆర్పడానికి చేరిన అగ్నిమాపక వాహనాలపై రాళ్లు విసిరారు.

దక్షిణ రొడీషియాలో రిజర్వు సైన్య సమీకరణ

: x :

ఉత్తర రొడీషియాలో విషమ పరిస్థితి ఎదుర్కొనడానికి సన్నాహాలు

: x :

బ్రిటన్‌ను ధిక్కరించడానికే రాయ్‌వెలెన్‌స్కీ నిర్ణయం

శాలిస్‌బరీ, ఫిబ్రవరి, 25:—

ఉత్తర రొడీషియాలో రోజురోజుకు విషమిస్తున్న పరిస్థితిని ఎదుర్కొనడానికై దక్షిణ రొడీషియా అంతటా రిజర్వు సైనిక దళాలను సమీకరిస్తున్నారు. మొత్తం అయిదువేలమంది రిజర్వు సైనికులను, పోలీసులను అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనడానికి సర్వ సన్నద్ధం చేశారు.

ఉత్తర రొడీషియాలో కొన్ని రాజ్యాంగ సంస్కరణలను అమలు జరపడానికి బ్రిటన్ నిశ్చయించడంతో ఈ విషమ పరిస్థితి ఏర్పడింది. రొడీషియా ఫెడరల్ ప్రధాని సర్ రాయ్ వెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనలను పూర్తిగా తిరస్కరించారు. బ్రిటిష్ ప్రభుత్వ ప్రతిపాదనలకు నిరసనగా అయిదుగురు మంత్రులు ఇప్పటికే రాజీనామాలను సమర్పించారు. తానుకూడా రాజీనామా యిచ్చి సంపూర్ణ స్వాతంత్ర్య ప్రకటనకు ఎన్నికలు జరుపగలనని సర్ రాయ్ వెలెన్‌స్కీ బెదిరించాడు.

ఫెడరల్ ప్రధానిపదవికి రాజీనామా చేయవలదని బ్రిటిష్ ప్రధాని మాక్మిలన్ నుండి తనకు విజ్ఞప్తి అందినమాట నిజంకాదని సర్ రాయ్ వెలెన్‌స్కీ నిన్న ప్రకటించారు.

రాజ్యాంగ సంస్కరణలను అమలు జరపడానికి బ్రిటన్‌చేసిన నిర్ణయాన్ని విమర్శిస్తూ సోమవారంనాడు రొడీషియా పార్లమెంటులో ఒకతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రొడీషియా ఫెడరల్ ప్రభుత్వంతో ముందుగా బ్రిటిష్ ప్రభుత్వం సంప్రతించకుండానే ఈ రాజ్యాంగ సంస్కరణలు ప్రకటించినందుకు ఈ తీర్మానం విమర్శిస్తున్నది. తమతో సంప్రతింపులు జరపకుండానే ఈ ప్రతిపాదనలను ప్రకటించినందుకు ప్రతీకారంగా, ఈ సంస్కరణలను వ్యతిరేకించడానికి ఫెడరల్ ప్రభుత్వానికి తగిన అధికారాలను ఇవ్వడానికి ఈ తీర్మానం సంకల్పించబడింది. ఈ తీర్మానమే ఆమోదించడం జరిగితే ఆఫ్రికన్లకు కొంతవరకు ప్రాతినిధ్యం యిస్తున్న బ్రిటిష్ ప్రతిపాదనలను రొడీషియా ఫెడరల్ ప్రభుత్వం ప్రతిఘటించడానికి తగిన అధికారాలు లభ్యం కాగలవు.

రొడీషియాను బ్రిటన్‌నుండి వేరుచేసి స్వాతంత్ర్యాన్ని ప్రకటించడానికి సర్ రాయ్ వెలెన్‌స్కీ ఎలాంటి ప్రయత్నం చేసినప్పటికీ అవి 'రాజ్యాంగ విరుద్ధం' కాగలదని ప్రతిపక్షపార్టీ అయినఉత్తర రొడీషియా లిబరల్‌పార్టీ నాయకుడు సర్ జాన్ మాఫట్ ప్రకటించారు.

ఉత్తర రొడీషియా గవర్నర్ సర్ ఎవిలిన్ హోనె అన్ని రాజకీయపక్షాల నాయకులతో సంప్రదింపులు ప్రారంభిస్తారని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

"చైనా రష్యాలమధ్య విభేదాలకు తావులేదు"

పెకింగ్‌సభలో చైనా ఉపప్రధాని ప్రకటన

పెకింగ్, ఫిబ్రవరి 24:—

"చైనా రష్యాల మధ్య స్నేహసంబంధాలు ఎన్నటికీ భంగం కలుగదు. పశ్చిమ దిశన సూర్యుడు ఉద్భవించడం ఎలా అసంభవమో, ఈ రెండు దేశాల మధ్య విభేదాలు పొడసూపడం అనేది అంత అసంభవం కాగలదు" అని చైనా ఉప ప్రధాని జనరల్ లోజూయ్‌చిన్ నిన్న ప్రకటించారు.

సోవియెట్ సైన్యం 43వ వార్షికోత్సవం సందర్భంలో పెకింగ్‌లోని రష్యా సైనిక దౌత్య ప్రతినిధి ఏర్పాటుచేసిన విందులో ప్రసంగిస్తూ చైనా రష్యాలమధ్య నెలకొని ఉన్న స్నేహ సంబంధాలు చూసి సామ్రాజ్యవాదులు బెదిరిపోతున్నారని జనరల్ లోజూయ్‌చిన్ అన్నారు.

ఈ విందుకు చైనా విదేశాంగమంత్రి మార్షల్ చెన్‌యీ, తదితర ప్రముఖులు హాజరయ్యారు.

కాంగోలోని ప్రధాని ప్యాట్రిస్ లుముంబా హత్యకు అమెరికా సామ్రాజ్యవాదులు, వారి ఏజెంట్లు కారణమని నిందించారు.

రావల్పిండి, ఫిబ్రవరి 23:—

ఇండియాలోని పాకిస్థాన్ హైకమీషనర్ శ్రీ ఎ. కె. బ్రోహి సమర్పించిన రాజీనామా పత్రాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఆమోదించినదని నేడు రూఢిగా తెలియవస్తున్నది. శ్రీ బ్రోహి ఇండియాలో రెండేళ్లు పాకిస్థాన్ హైకమీషనర్‌గా ఉన్నారు. ఆయన నిన్ననే తన పదవికి రాజీనామా చేశారు.

లావోస్‌లో విదేశాల జోక్యంపై దర్యాప్తు

విచారణసంఘంలో పాల్గొనడానికి కంబోడియా నిరాకరణ

ఫ్నాంపెన్, ఫిబ్రవరి 24:—

లావోస్‌రాజు సవంగ్‌వతన సూచించిన విధంగా త్రైరాజ్య విచారణ సంఘంలో పాల్గొనడానికి తాను నిరాకరించినట్లు కంబోడియన్ ప్రభుత్వం నిన్న ప్రకటించింది.

లావోస్‌లో విదేశాల జోక్యాన్ని గురించి దర్యాప్తుచేసే నిమిత్తం కంబోడియా, బర్మా, మలయాలతో ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలని లావోస్‌రాజు ప్రతిపాదించారు.

లావోస్ తూరు రాష్ట్రాలలో అధికారం నెరపుతున్న వారితో ఒప్పందం కుదరకుండా అటువంటి దర్యాప్తును విచారణ సంఘం కొనసాగించలేదని కంబోడియన్ ప్రభుత్వం నేడు యిక్కడ ప్రకటించింది. ఈ పథకానికి లావోస్ తూరు రాష్ట్రాలను అదుపులో పెట్టుకొన్న పాథెట్‌లావో ఉద్యమం తమ ప్రాతికూల్యం తెలిపింది.

లావోస్‌లో విదేశాల జోక్యం నివారణకు అంతర్జాతీయ సమావేశమే తగిన మార్గం అన్న తమ ప్రతిపాదనకు నిలబడగలమని కూడా కంబోడియా ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది.

రైల్వేప్రమోషన్లపై మద్రాసుహైకోర్టుతీర్పు

రైల్వేమంత్రి వైఖరిపై రాజ్యసభలో విమర్శ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:—

రైల్వే ఉద్యోగాలలో ప్రమోషన్ల విషయమై మద్రాసు హైకోర్టు యిటీవల యిచ్చిన తీర్పుపట్ల రైల్వేమంత్రి అవలంబిస్తున్న వైఖరిని రాజ్యసభలో యిద్దరు ప్రముఖ కాంగ్రెసు సభ్యులు విమర్శించారు.

మద్రాసు హైకోర్టుతీర్పు కేవలం మద్రాసు ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందని రైల్వేమంత్రి వాదించటం ఆశ్చర్యకరంగాఉందని శ్రీ సంతానం విమర్శించారు.

రైల్వేశాఖ మాజీ డిప్యూటీమంత్రి అయిన శ్రీ సంతానం ప్రసంగిస్తూ, మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు రద్దుచేసేవరకు ఆ తీర్పును రైల్వేమంత్రి కాదనడానికి వీలులేదని స్పష్టం చేశారు. రైల్వే ఉద్యోగాలలో ప్రమోషను అమలు జరిపేటప్పుడు బంధు పక్షపాతం చూపించటం జరుగుతున్నదని ఆరోపించారు.

మరొక కాంగ్రెసు సభ్యుడు శ్రీ అర్జున్ అరోరా కూడా రైల్వేమంత్రి వైఖరిని విమర్శించారు.

సోమవారంనాడు చర్చకు రైల్వేమంత్రి సమాధానం చెపుతారు. బడ్జెట్టుపై చర్చ ప్రారంభంలో నిన్నటితో మూడురోజులు అయింది.

అంతకు క్రితం రెండు రోజులలో వలెనే వివిధ సభ్యులుతమ ప్రాంతాలలో కొత్త రైల్వేమార్గాలు నిర్మించాలని కోరారు.

ఆంధ్ర కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ నరసింహం ప్రసంగిస్తూ, సమ్మెరోజులలో తీసుకున్న క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పార్లమెంటు సభ్యుడు దౌలత్‌రాం రాజీనామా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 :—

రాజ్యసభ సభ్యుడు శ్రీ జయరాందాస్ దౌలత్‌రాం కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సమావేశాలలో ఎక్కువగా పాల్గొనలేక పోతున్నందున ఆయన రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ కార్యవర్గం ఆమోదించింది.

జారియా, ఫిబ్రవరి 23:—

భారతదేశంలో 1957లో జరిగిన గనుల ప్రమాదాలలో 261 మంది చనిపోయారని 3732 మంది గాయపడ్డారని, గనుల చీఫ్ ఇన్‌స్పెక్టర్ తన నివేదికలో తెలియజేశారు.

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 25:—

కాటాస్వీల్ ఆగ్రిమెరీ—	రు. 149.25
ఇండియన్ ఐరన్—	రు. 25.10
బంగారం (చైత్ర)	రు. 121.75
వెండి చైత్ర—	రు. 206.40
ప్రత్తి బర్రిల్లా (ఏప్రిల్)	575.00
ఆముదాలు (మే)	172.87
లిన్‌సీడ్ (మే)	35.62
ప్రత్తిగింజలు (మే)	91.50

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 25:—
మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మాసా	142—50
సావరిన్	96—75
వెండి	242—00
మాసా	2.44

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 24:—
74 కి. గ్రాములు

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—75
డి. బి. సన్నలు „	26—00
246 పొన్నబసా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు „	61—00
కుసుమ „	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి. గ్రా.

బస్తా	45—00
(మెట్ట) పెసలు	50—00
వల్లపెసలు పిలాలు	44—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	48—00

నిందాప్రచారాన్ని అరికట్టే బిల్లు

ప్రజాభిప్రాయానికై విడుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:—

హిందూ వివాహ చట్టం క్రింద విడాకులు కోరే వ్యక్తులపై ముఖ్యంగా మహిళలపై అసత్య ప్రచారం కావించే చర్యలను అరికట్టడానికి వీలుగా రూపొందించబడిన ఒక అనధికారసభ్యుని బిల్లు ప్రజాభిప్రాయ సేకరణకై పంపించబడింది. ప్రజాభిప్రాయాన్ని మార్చి 15వ తేదీ వరకు సేకరిస్తారు.

మోటార్ సైకిల్ ఉచితం
చాంపియన్ పెన్ టెంపరరీ
ఉచిత బహుమతి పోటీ
10—1—61 నుంచి 10—3—61 వరకు
స్పెషల్ కన్సెషన్‌రేట్లు రు 1—50, రు 1—75, రు 2— రు 2—50, రు 3— పెన్ అండ్ పెన్సిల్ సెట్లు రు 4—50
ఒక్కొక్క కలములో ఒక పాలి, ఒక క్యాలెండరు, ఒక కూపన్ ఉచితం.
మోటారు సైకిలు, కుట్టు మెషిన్, సైకిల్ మొదలైన 251 బహుమతులు కలవు.
దొరకుచోట్లు : విజయవాడ
1 నేషనల్ పెన్ కార్పొరేషన్ 2. స్వామి సిటీఎంపోరియం, 3. అంబికా ఫ్యాన్సీ అండ్ కంగన్ హాలు, 4. రాధాకృష్ణ ఫ్యాన్సీ అండ్ కంగన్‌హాలు, 5. బాంబేస్టోర్సు 6. రఘు అండ్ కంపెని, 7. సిటిలాన్ అండ్ కంపెనీ 8. లక్ష్మీ జనరల్ స్టోర్సు, 9. షాహెంరాజ శీష్‌మహల్, 10. రాజేంద్ర ఫ్యాన్సీస్టోర్సు, 11. సాదయా పబ్లిషర్సు, 12. కామేశ్వర రావుస్టోర్సు, 13. న్యూ ఇండియా బేకరీ అండ్ స్టోర్సు.
స్టాకిస్టులు: జే. పి. గుప్త అండ్ కంపెనీ,
నిజాంషాహి రోడ్డు, హైదరాబాద్—1.

ది అనకాపల్లి కో—ఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ యిండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్.
తుమ్మపాల. అనకాపల్లి పి. ఒ.
ప్రకటన
(తుమ్మపాల సహకార పంచదార ఫ్యాక్టరీ.)
ఈ ఫ్యాక్టరీ పంచదార బస్తాలు అమ్ముటకు సుగర్ డీలరు లైసెన్సుల ఏజంట్లు కావలయును. కనుక ఏజంట్లుగా వ్యవహరించగలవారు తే 1—3—1961 ది లోగా ఈ దిగువ వివరములతో దరఖాస్తులు పంపవలెను.
1. పేరు — అడ్రసు.
2. సుగర్ డీలరు లైసెన్సు నెంబరు:
3. సుగర్ బస్తాలు అమ్మకము చేయు ప్రదేశములు.
4. డిపాజిట్టు చేయుగల మొత్తం, లేదా బ్యాంకు గ్యారంటీ.
5. పంచదార బస్తాలు నెలసరి కనీసపు అమ్మకపు పరిమితి:
6. యితర విషయములు:
(సం) వి. వి. రమణ
డైరెక్టర్—ఇన్—చార్జి.





Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor: Neelamraju Venkataseshaiah.

Regd. No. A4
SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య

ANDHRA PRABHA, VIJAYAWADA.

"ఆంధ్రప్రభ"
చందా వివరాలు

అధికార నియుక్తులైన ఏజంట్ల ద్వారా ప్రదేశాలలో	రూ. న.	పోస్టుద్వారా రూ. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

808471

రోదసీ స్థావరంతో ఉత్తర ప్రత్యుత్తరాలు

మాస్కో, ఫిబ్రవరి 26:— శుక్రగ్రహం దిశగా ఇటీవల రష్యా ప్రయోగించిన గ్రహాంతరయాన స్థావరంనుండి భూమికి, భూమినుండి గ్రహాంతరయానస్థావరానికి రాను పోను కోట్లకొలది కిలోమీటర్ల దూరం సంకేతధ్వనుల ప్రసారానికి సోవియెట్ యూనియన్‌లో ఏర్పాట్లు జరిగాయని ప్రావ్డా పత్రిక నేడు ప్రకటించింది. సే నెల 19,20 తేదీల మధ్య ఈ స్థావరం శుక్రగ్రహం ఆకర్షణ పరిధిలోకి చొచ్చుకొనిపోయి ఆ గ్రహానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగలదట.

సంపుటి: 26 సంచిక: 56 ★ విజయవాడ 27-2-1961 సోమవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

"సంక్షుభితమైన కాంగోలో పరిస్థితి కొంతవరకు చక్కబడినట్లే"

మిత్రరాజ్యసమితికి అందజేసిన ప్రత్యేక నివేదికలో శ్రీ రాజేశ్వర దయాళ్ విశదీకరణ

భద్రతాసంఘం కొత్త తీర్మానంపరంగా మూడు కీలక ప్రాంతాలలో తీసుకొన్న చర్యల వివరణ

సమితితో సహకరించడానికి షోంబీ, లుండులాలు అంగీకరించినట్లు ప్రకటన

(మిత్రరాజ్యసమితి కార్యాలయం,) న్యూయార్కు, ఫిబ్రవరి 25— కాంగోలో అంతర్యుద్ధం సంభవించే ప్రమాదం యింకా వున్నప్పటికీ, సాయుధ సంఘర్షణను వారించడానికి పట్టుదలతో నిర్విరామంగా కొనసాగించిన కృషి ఫలితంగా పరిస్థితి "కొంత వరకు చక్కబడిం" దని కాంగోలోని సమితి ప్రత్యేక ప్రతినిధి శ్రీ రాజేశ్వరదయాళ్ నేడు యిక్కడ పంచిపెట్టబడిన నివేదికలో పేర్కొన్నారు.

కల్లోలితమైన కాంగో రిపబ్లిక్‌లోని మూడు కీలక ప్రాంతాలలోని పరిస్థితిని సమీక్షిస్తూ పెద్దపెట్టున సంఘర్షణలు చెలరేగకుండా వారించడానికి తుదిచర్యగా సమితి బలప్రయోగానికి పూనుకోవచ్చునంటూ భద్రతాసంఘం ఆమోదించిన తీర్మానం ఫలితంగా తీసుకొన్న కొత్త చర్యలను శ్రీ దయాళ్ స్థూలంగా వివరించారు.

షోంబీ హామీ

సమితి బలాలపై తన సేనలు దాడిజరపకుండా చూడడానికి కటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయిస్ షోంబీ హామీయిచ్చారనీ, సమితి [illegible] కుండా వుండడానికి కూడా వాగ్దానం చేశారనీ, సమితి విమానాలకు పెట్రోల్ సరఫరాపై నిషేధాన్ని తొలగించడానికి అంగీకరించారనీ శ్రీ దయాళ్ అన్నారు.

కిపుషియాలా, పియానాలపైన ఒక బెల్జియన్ కెప్టెన్ నాయకత్వాన తన సైనిక పటాలాలకు ముట్టడిచర్యలు తెలిపి వేయవలసినదిగా శ్రీ షోంబీ ఉత్తరువు చేశారనీ, ఈ వాగ్దానాలు సరిగా పాలించబడేదీ లేనిదీ చూడవలసినదిగా సమితి సేనలకు ఆదేశించ బడిందనీ శ్రీ దయాళ్ పేర్కొన్నారు.

పియానావద్ద వున్న బెల్జియన్ కెప్టెన్ ప్రాటిన్‌ను తన బలాలతో ముందుకు వస్తే ప్రతిఘటన తప్పదని సమితి గస్తీదళాలు హెచ్చరించాయనీ, పియానాపైపు పురోగమించడంలో కెప్టెన్ ప్రాటిన్ పటాలం స్థానిక ప్రజలపట్ల [illegible] రూపం ధరించకుండా వారించడానికి తుదిచర్యగా సమితి సైన్యాలు బలప్రయోగానికి పూనుకోవచ్చునని శ్రీ షోంబీని హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు.

సమితి ఉద్యోగులతో సాగించిన సంభాషణల ఫలితంగా హామీ లివ్వడానికి ముందు శ్రీ షోంబీ సమితిపట్ల తీవ్ర వైమనస్యం ప్రదర్శిస్తూ వచ్చారని ఆయన అన్నారు.

ఈక్వెటార్, ఓరియంటల్ రంగంలో మేజర్ జనరల్ విక్టర్ లుండులా పట్ల, మేజర్ జనరల్ మొబుటూ పట్ల విశ్వాసంగల సీనియర్ ఉద్యోగులు యుద్ధ నివారణకు వీలుగా సమితి అజమాయిషీ క్రింద సమాలోచనలు జరపగలరని సమితి ప్రతినిధి వివరించారనీ, సమితి సేనాని మేజర్ జనరల్ మెక్‌కీయోన్ జెనీవాలో మేజర్ జనరల్ మొబుటూను కలుసుకొని సైనిక చర్యల ఫలితంగా ఏర్పడగల రక్తపాతాన్ని గురించి హెచ్చరించిన మీదట తన బలాలు ముట్టడులకుగాక రక్షణ చర్యలకు మాత్రమే పూనుకొనేటట్లు చూడడానికి వాగ్దానం చేశారనీ శ్రీ దయాళ్ పేర్కొన్నారు.

ప్రత్యర్థి బలాలను వేరుపరచడానికి తటస్థ మండలం ఏర్పాటు చెయ్యాలని జనరల్ మెక్ కియోన్ సూచించారు.

సాయుధసంఘర్షణ వారించడానికి జనరల్ లుండులా కూడా తన యిష్టాన్ని వెలిబుచ్చారనీ, కాసై రాష్ట్రంలో ఉభయపక్షాల సేనలు శాంతి ప్రతిపాదనలకు సమ్మతించకపోతే బలప్రయోగం తప్పదని సమితి బలాలు హెచ్చరించాయనీ శ్రీ దయాళ్ వివరించారు.

హామర్‌షెల్డ్‌కు షోంబీవాగ్దానం

ఎలిజబెత్‌విల్లి, ఫిబ్రవరి 25:— కటంగా ప్రెసిడెంట్ శ్రీ మోయిసే షోంబీ సమితి సెక్రెటరీ జనరల్ శ్రీ హామర్‌షెల్డ్‌కు ఒక సందేశం అందజేస్తూ కటంగాలో ఏర్పడిన విషమ పరిస్థితులను తొలగించడంలో సమితితో తాను సహకరించడానికి యిష్టపడుతున్నానని తెలియజేశారు.

సమితి ప్రతిపాదనలను తాను అతిశ్రద్ధగా పరిశీలించగలనని సూచించారు.

బలప్రయోగం ద్వారానైనా రాజకీయ హత్యలను నివారించడానికి సమితికి కాంగో నాయకులు మరింత స్వేచ్ఛ నివ్వడం అవసరమని సూచిస్తూ శ్రీ హామర్‌షెల్డ్ వ్రాసిన లేఖకు సమాధానంగానే ప్రెసిడెంట్ షోంబీ ఈ సందేశాన్ని పంపారు.

కటంగాలో పెక్కుమంది రాజకీయ నాయకులు అరెస్టయిన మాట నిజమని, అయితే దేశం శ్రేయస్సు, భద్రతల దృష్ట్యా యిది అవసరమనీ, యిది చట్టసమ్మతమేననీ కాంగోకు స్వాతంత్ర్యం లభించినది మొదలు తాము సమితి ప్రణాళికను గౌరవిస్తూనే వున్నామనీ కూడా ప్రెసిడెంట్ షోంబీ తన లేఖలో వివరించారు.

పండిట్ పంత్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా వున్నట్లు ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:— హోంమంత్రి పండిట్ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి నేటిరాత్రి 8—30 గంటలకు వెలువడిన ప్రకటన ఈవిధంగా తెలుపుతున్నది. "నాడి, రక్తపోటు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, హృదయ స్పందనం నిలకడగావున్నవి. స్పృహవచ్చే సూచనలు యిప్పటివరకు కనుపించలేదు. అయితే ఆయన ఈ పరిస్థితికి తట్టుకొనగలుగుతున్నారు."

డాక్టర్లు పి. సి. ధండా, కల్నల్ ఎం. ఎస్. రావు, డాక్టర్ పి. డీ. ఈ వైద్య ప్రకటనపై సంతకాలు చేశారు.

ప్రెసిడెంట్ ప్రసాద్, ప్రధాని నెహ్రూ, ఆచార్య కృపలానీ, శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ప్రభృతులు ఆయన ఆరోగ్యాన్ని పరామర్శించారు. "పండిట్ పంత్ త్వరలో కోలుకోవాలని తాను కోరుకొంటున్నట్లు ప్రధాని నెహ్రూ నేడు [illegible] వైద్యకళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో తెలియజేశారు.

శ్రీ పంత్ చికిత్సకు బొంబాయినుంచి ప్రత్యేక ఔషధాలు

బొంబాయి, ఫిబ్రవరి 26:— హోంమంత్రి శ్రీ పంత్ వైద్యచికిత్సకై నేడిక్కడనుండి ఢిల్లీకి ప్రత్యేక ఔషధాలతో ఒకటే విమానంలో పంప బడింది.

లుముంబా పక్షసేనలు పోర్ట్ ఫ్రాంక్వీకి చేరిక

ఇంతవరకు సంఘర్షణలేవీ జరగలేదని వార్త

లియోపోల్డ్‌విల్లి, ఫిబ్రవరి 26.— లుముంబాపక్షం సేనలు ఓరియంటేల్ రాష్ట్రంనుంచి పోర్ట్ ఫ్రాంక్వీకి చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాలద్వారా తెలియ వస్తున్నది.

పోర్ట్ ఫ్రాంక్వీ లియోపోల్డ్‌విల్లికి 350 మైళ్ల దూరంలో వున్నది. అత్యంత ప్రధానమైన వార్తాసంబంధాల కేంద్రం ఇది.

ఇంతవరకు లుముంబాపక్ష సేనలు ప్రతిపక్ష సేవలను ఎదుర్కొనలేదు.

అనేక వందలమంది సైనికుల బలంతోకూడిన ఈసేన ఇప్పటి పరిస్థితులనుబట్టి పశ్చిమ దిశగా పురోగమించడం తథ్యమని వూహించబడుతున్నది.

శుక్రవారంనాడు కాసై రాజధాని లులువా బర్గ్‌కు చేరిన లుముంబాపక్ష సేనలు ఇంకా అక్కడే ఉన్నవని, సమితినేడు పత్రికా విలేఖరులకు తెలియజేసింది.

పోర్ట్ ఫ్రాంక్వీకి చేరిన స్టాన్లీవిల్లీ దళాలకు త్రోవలో ప్రజలు స్వాగతమిచ్చారు.

గత డిసెంబర్‌లో పారిపోతున్న లుముంబాను పోర్ట్ ఫ్రాంక్వీవద్దనే పట్టుకొనడం జరిగింది.

కాంగో సేనలమధ్య సంఘర్షణ జరిగేవరకు జోక్యం చేసుకొనడానికి సమితికి అధికారం లేదు.

జనరల్ జోసెఫ్ మొబుటూ ఇప్పటికీ ఈక్వెటార్ రాష్ట్రంలోనే ఉన్నారు. అందుచేత ఇక్కడి సైనిక శిబిరంలో ఎలాటి కార్యకలాపాలూ జరగడంలేదు.

స్టాన్లీవిల్లీ దళంకనుకలియోపోల్డ్‌విల్లీ రాష్ట్రానికి రావాలంటే లుముంబాపక్షంవాడైన కమిటాటూ స్వస్థలమైన కిక్విట్‌గుండా రావలసి ఉంటుంది.

గత డిసెంబర్‌లో లుముంబా పారిపోయిన సందర్భంలో కిక్విట్ ప్రజలు ఆయనకు త్రోవలో ఘనస్వాగత మిచ్చారు.

బ్రసెల్సు రేడియో ప్రకటన

(బ్రసెల్స్), ఫిబ్రవరి 25:— లుముంబాపక్షం సైన్యాలు లులువాబర్గ్, లియోపోల్డ్‌విల్లిలకు మధ్యగావున్న పోర్ట్ ఫ్రాంక్వీ చేరుకున్నాయి బ్రస్సెల్స్‌రేడియో నేటిరాత్రి ప్రకటించింది.

పోర్ట్ ఫ్రాంక్వీలోని రైతులు వైర్లెస్ ద్వారా ఈ వార్తను పంపించారని అయితే అధికార రీత్యా యిది యింకా ధ్రువపడ లేదనీ బ్రస్సెల్స్ రేడియో అన్నది.

పోర్ట్ ఫ్రాంక్వీ చేరిన దళాలు కాసైరాజధానిపై యింతకుముందే దండయాత్ర సాగించిన 700 మంది సైనికులకు చెందిన అగ్రగామి దళమో, లేక ఓరియంటల్ రాష్ట్రం నుంచి వస్తున్న మరొక దళమో తెలియడం లేదని కూడా ఈ ప్రకటన తెలుపుతున్నది.

లులువాబర్గ్ విమానాశ్రయం ఆక్రమణ

లియోపోల్డ్‌విల్లి, ఫిబ్రవరి 25:— లుముంబా అనుయాయుడైన జనరల్ లుండులా నాయకత్వానవున్న మూడు వందల [illegible] లులువాబర్గ్‌ను వశపరచుకుని, అక్కడి విమానాశ్రయాన్ని ఆక్రమించు వున్నవి.

రాజధానిలోవున్న ఎనిమిది వందలమంది మొబుటూ సైనికులను లుండులా సైనికులు నిరాయుధం చేశారు. ఈపని ఏవిధమైన సంఘర్షణ జరగకుండా, ఉభయపక్షాల అధికారుల మధ్య సంప్రతింపుల ద్వారా జరిగిపోయింది.

లులువాబర్గ్ పౌరులు ప్రశాంతంగా వున్నారని సమితి ప్రతినిధి అన్నారు.

బాబూజి



"అనుమానమేమీ లేదు. ఇది పెద్ద ఇద్దరే. అయితే ఈ టిరం ఖర్చరకాడుకు వచ్చేవిధంగా తయారు చేయబడింది. అంతే!"

భారత దౌత్య కార్యాలయంపై దాడి:

'పాక్ ముస్లిముల చర్య భారత ముస్లిములకు విద్రోహం చేయడమే'

పలువురు ముస్లిం ప్రముఖుల ఖండన

ఢిల్లీ, ఫిబ్రవరి 26:— కరాచీలో భారత దౌత్య కార్యాలయంపై పాక్ ముస్లిముల దాడిని అనాగరిక చర్యగా ఖండిస్తూ పలువురు భారత ముస్లిం ప్రముఖులు నేడు ప్రకటనలు చేశారు. పార్లమెంటుసభ్యులు శ్రీ అన్వార్ హర్వానీ, శ్రీ ఎ. యమ్. తరీఖ్, ఢిల్లీ పి. యస్. పి. అధ్యక్షుడు మీర్ ఉస్తాక్ అహమద్ తమ ప్రకటనలలో పాక్ ముస్లిముల చర్యను తీవ్రంగా గర్హించారు.

కరాచీలో ఇండియా రాయబార కార్యాలయంపై పాకిస్తానీయుల దాడిని ఖండిస్తూ పార్లమెంటు సభ్యుడు శ్రీ అన్వార్ హర్వానీ నేడొక ప్రకటన చేశారు.

ఆయన ఆ ప్రకటనలో ఇలా పేర్కొన్నారు: "పాకిస్తానీయుల ప్రవర్తన ఇస్లాం మత సూత్రాలకే విరుద్ధం. వారి ప్రవర్తనను భారత ముస్లిములు నిరసిస్తున్నారు.

"జబల్‌పూర్ సంఘటనలు పూర్తిగా భారత దేశానికి సంబంధించిన ఆంతరంగిక వ్యవహారాలు. ఇతరదేశాలవారికి ఈ విషయంలో జోక్యం అనవసరం. భారత ముస్లిములు పాక్ ముస్లిములవలె కాక, రాజ్యాంగరీత్యా పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నారు."

శ్రీ ఎ. యం తరీఖ్ నిరసన

పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎ. యమ్. తరీఖ్ కరాచీలో భారత రాయబార కార్యాలయంపై ముస్లిముల దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన చేస్తూ, ఈ దాడిలో పోలీసులకూ, ప్రభుత్వాధికారులకు కూడా జోక్యం ఉండడం ఎంతో విచారకరమని అన్నారు. ఇండియా పాకిస్తాన్‌పట్ల ఎల్లప్పుడూ స్నేహపూర్వకమైన సుహృద్భావ వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చిందని, అయినప్పటికీ పాక్ ముస్లిములు ఈవిధంగా ప్రవర్తించడం గర్హనీయమనీ ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

భారత రాయబార కార్యాలయంపై ప్రదర్శకులు రాళ్లవర్షం కురిపిస్తున్నప్పుడు పోలీసులు మిన్నకుండడాన్నిగూర్చి వ్యాఖ్యానిస్తూ ఆయన ఇలా అన్నారు.

దాడి జరిగిన స్థలానికి ఒక రాళ్లబండి వచ్చి ప్రదర్శకులు ఆ బండిలో రాళ్లను రాయబార కార్యాలయంపై కురిపిస్తున్నప్పుడు పోలీసులు చూస్తూ మిన్నకుండడమే ప్రభుత్వానికికూడా ఈదాడిలో జోక్యం ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. బెల్జియన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పుడు లాఠీప్రయోగం చేసిన పోలీసులు ఈ సందర్భంలో మిన్నకుండడం విస్మయం కలగజేస్తున్నది.

"భారత ముస్లిములు తమ హక్కులను తాము పరిరక్షించుకోగలరన్న విషయాన్ని పాకిస్తానీయులు ఇప్పటికైనా గమనించాలి. ఇండియాలో వ్యవస్థ పాక్‌వ్యవస్థవలె సైనికవ్యవస్థ కాదు. ఇండియాలోవున్నది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో ముస్లిములు తమ వాంఛలను ప్రజాస్వామ్య మార్గాల ద్వారా సాధించుకోగలరు.

"పాక్ ముస్లిముల చర్యను ఖండించ వలసిందిగా నేను భారత ముస్లిము లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దాడిదృష్ట్యా జబల్‌పూర్‌కు పాక్ హైకమిషనర్ ప్రయాణాన్ని అనుమతించ రాదని కూడా నేను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.

ఢిల్లీ పి. యస్. పి చైర్మన్ మీర్ ఉస్తాక్ అహమద్ ప్రకటన

ఢిల్లీ ప్రజాసోషలిస్టుపార్టీ చైర్మన్ మీర్ ఉస్తాక్ అహమద్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు: "కరాచీలో భారత దౌత్యకార్యాలయంపై పాక్ ముస్లిముల దాడి కేవలం అనాగరికమైన చర్య. ఇట్టి చర్యలకు పూనుకొనడంవల్ల పాక్ ముస్లిములు భారత ముస్లిముల ఆదర్శాలకు ద్రోహం చేసినవారవుతున్నారు.

"మానవశాంతి, ప్రేమ, మూర్తీభవించిన వ్యక్తి శ్రీ నెహ్రూ. ఇట్టి మహనీయుని [illegible] ముస్లిములు [illegible] విషయం మరొకటి [illegible].

"హైద్రాబాద్‌లో నాటక కళాశాలను స్థాపించాలి"

శ్రీ ఆర్. బి. రామకృష్ణరాజా విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 26:— సంగీతనాటక అకాడమీ అధ్యక్షుడు శ్రీ ఆర్. బి. రామకృష్ణరాజా (కాం) నిన్న శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రసంగిస్తూ హైదరాబాద్‌లో ఒక నాటక కళాశాలను స్థాపించాలని విజ్ఞప్తి చేశారు.

కర్నాటక సంగీతాన్ని అభివృద్ధి చేయడంలో గురుకుల విధానం ఎంతో జయప్రదమైనదని, అందుచేత ఆ విధమైన సంగీత పాఠశాలలను అధికసంఖ్యలో ఏర్పాటు చేయాలనీ ఆయన పేర్కొన్నారు. అధికంగా గ్రాంట్లు ఇవ్వడం ద్వారా కూచిపూడి సంప్రదాయ నృత్యాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో నృత్య, నాటకాల పరిస్థితిని గురించి సంగీత నాటక అకాడమీ జరిపిన సర్వే వలన అనేక విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలియజేశారు.

రాష్ట్రంలో సుమారు 710 నాటకప్రదర్శన శాలలు వున్నవనీ, నటనయే వృత్తిగా జీవిస్తున్న వారు పలువురున్నారనీ ఆయన తెలిపారు. తమ జీవితమంతా నాటకకళాభివృద్ధికి కృషిచేసిన వృద్ధనటుల జీవన స్థితిగతులు చాలా విచారకరంగా వున్నవనీ, వారికి గ్రాంట్లు ఇవ్వడమో లేక మరొకవిధంగానో తగు సహాయం చేయాలనీ శ్రీ రామకృష్ణరాజా విజ్ఞప్తి చేశారు. లలిత కళల అభివృద్ధికి ప్రభుత్వం అధికధనాన్ని కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్యాసింజర్ రైలుపై నాగ విద్రోహుల కాల్పులు

జోర్హాట్, ఫిబ్రవరి 26:— ఈశాన్య రైల్వేలోని లుండింగ్ — బాదర్‌పూర్ సెక్షన్‌లో మూపా, లాంగ్‌టింగ్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజరు రైలుపై నిన్న ఉదయం నాగవిద్రోహులు కాల్పులు జరిపినట్లు నేడిక్కడ అధికారపూర్వకంగా తెలియ వచ్చింది.

దాడినిగురించిన వివరాలు ఇంకా ఏమీ తెలియ నప్పటికీ, పలువురు ప్రయాణీకులు ఈ కాల్పులలో గాయపడినట్లు మాత్రం తెలుస్తున్నది. ఈ కాల్పులు నిన్న ఉదయం 10—20 గంటలకు జరిగినవి. ఈప్రాంతంలో రైలుపై ఈవిధంగా నాగవిద్రోహులు దాడి జరపడం ఇదేమొదటిసారి.

తాజా వార్తలు
[3 వ పేజీలో]

రంగు జాతులవారి తరలింపు

దక్షిణాఫ్రికా ప్రభుత్వ పథకం

జోహన్స్‌బర్గ్, ఫిబ్రవరి 26:— దక్షిణాఫ్రికాలోని ఈస్ట్రన్‌విట్ వాటర్స్రాంక్ ప్రాంతంలో 9 పట్టణాలకు చెందిన 10000 మంది భారతీయులను, 12000 మంది రంగు జాతులవారిని నిర్వాసితులను కావించి వారిని వేర్వేరు ప్రాంతాలకు తరలించడానికి ఒక పథకం రూపొందించబడింది.

దేశంలోని వివిధ జాతులను ఏఏ ప్రాంతాలలో ఉంచవలెనవే విషయాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం నియమించిన ఒకబోర్డు ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకాన్ని అమలు జరుపడానికి ఒకప్రత్యేక శాసనంకూడా ఉన్నది.

తృతీయప్రణాళికకు అమెరికాచే కనీసం 250 కోట్లడాలర్లసాయం

కెన్నెడీకి సలహాదారుల సంఘం సూచన

న్యూయార్కు, ఫిబ్రవరి 26— ఇండియా తృతీయ పంచవర్ష ప్రణాళికకు అమెరికా కనీసం 250 కోట్ల డాలర్లను సహాయం చేయాలని, ప్రెసిడెంట్ కెన్నెడీకి ఆయన సలహాదారుల మండలి సూచించినది.

దీనితోపాటు, ఇతరమార్గాలద్వారా వచ్చే సహాయంకూడా కలిపి, ఇండియా తృతీయ ప్రణాళికలో ఏడాదికి దాదాపు 1000 మిలియన్ల డాలర్ల సహాయం లభించగలదని ఈ సలహాదారుల సంఘం అంచనావేసింది.

ప్రెసిడెంట్ కెన్నెడీ పదవీస్వీకారానికి పూర్వమే సలహాదారుల సంఘం ఈ సిఫార్సులను చేసినది.

ప్రొఫెసర్ మాక్స్ యఫ్. మిలికన్ అధ్యక్షుడుగా ఉన్న సలహాసంఘం శ్రీ కెన్నెడీకి సమర్పించిన నివేదికలో ఈ సిఫార్సులు పేర్కొనబడినవి.

ఇండియా సహాయక మండలి వసంతకాల సమావేశంలో అమెరికా విధానానికి సంబంధించిన మూడు ముఖ్యసూత్రాలు ఈనివేదికలో పేర్కొనబడినవి.

1. ఇతర దేశాలుకూడాక ఇండియా తృతీయ ప్రణాళికకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్న పక్షంలో, ప్రణాళి. మొదటి రెండు మూడు సంవత్సరాలలోనైనా అమెరికా సహాయాన్ని కూడా అందజేయడానికి కెన్నెడీ ప్రభుత్వం అంగీకరించాలి.

2. తను సహాయాన్ని వాగ్దానం చేయడానికి ముందు ఇతరదేశాలు వాగ్దానం చేయనివని అమెరికా ముందు వూహించరాదు కూడా

3. ముందుగా రెండు [illegible] పథకాలు వేసుకొనడానికి ఇండియాకు [illegible] పనికిరాదు [illegible].

నాగాల నిర్బంధంలో ఉన్న వైమానికులు

సురక్షితంగా ఉన్నట్లు వార్త

షిల్లాంగు, ఫిబ్రవరి 26:— నాగజాతి తిరుగుబాటుదార్ల నిర్బంధంలో వున్న నలుగురు భారతీయ వైమానికులు సురక్షితంగా ఉన్నారని, విశ్వసనీయంగా తెలుస్తున్నది. వీరిని సరిహద్దు దాటి బర్మా భూభాగంలోకి నాగ తిరుగుబాటుదారులు కొనిపోయారని కూడా ప్రభుత్వానికి వర్తమానం చేరింది.

భారతీయ వైమానికుల విడుదల విషయమై లండన్‌లోని తమ నాయకుడు శ్రీ ఫి. జోకు నాగ తిరుగుబాటుదారులు వ్రాశారట. శ్రీ ఫి. జో నుండి వర్తమానం రాగానే వైమానికులను విడుదల చేస్తారని తెలుస్తున్నది.

(8 వ కాలం తరువాయి)

గత మూడురోజులుగా జరుగుతున్న సమావేశాలు నేటితో ముగిశాయనీ, మళ్లీ నాలుగు రోజులలో తిరిగి సమావేశం జరుగగలదని భావిస్తున్నామనీ, నేటి సమావేశానంతరం పార్టీ కార్యదర్శి శ్రీ పి. వి. రాజేశ్వరరావు ఎత్తిచలవారికి తెలియజేశారు.

అధిష్ఠానవర్గంతో ఢిల్లీలో శ్రీ అల్లూరి చర్చలు

మైసూరులో వలెనే ఆంధ్ర కాంగ్రెసు వివాదం పరిష్కారం కాగలదని ఆశాభావం

హైదరాబాద్, ఫిబ్రవరి 26:— ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌వర్క్సు శాఖామంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, నేడు ఢిల్లీనుంచి ఇక్కడకు తిరిగి రాగానే నేటి రాత్రి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఢిల్లీలో జరిపిన చర్చలపట్ల సంతృప్తిని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో, శాసనసభ కాంగ్రెసు పార్టీలోను విభేదాలు మైసూరులో వలె రాజీగా పరిష్కారం కాగలవని ఆయన తన ఆశాభావాన్ని వెల్లడించారు.

వచ్చే సాధారణ ఎన్నికలదృష్ట్యా ప్రదేశ్ కాంగ్రెసులోని విభేదాలు రాజీగా పరిష్కరింప బడవలసిన ఆవశ్యకతపై తాను ప్రధానమంత్రి నెహ్రూ, శ్రీ యు. యన్. ధేబర్, శ్రీ మొరార్జీ దేశాయ్, ఇతర కాంగ్రెసు అధిష్ఠానవర్గ నాయకులను కలుసుకొని చర్చలు జరిపానని ఆయన అన్నారు.

శ్రీ సుబ్బారెడ్డి వ్యాఖ్య

మైసూరులో అనుసరింపబడిన పరిష్కార మార్గాన్ని తాము కోరటంలేదని శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, నేడు శాసనసభా కాంగ్రెసుపక్ష సమావేశంలో ప్రకటించిన విధంగా శ్రీ పల్లంరాజు రాజీనామాను ఒకటి లేక రెండు రోజులలో ఆమోదించబడని యెడల తాము తిరిగి ఈవిషయాన్నిగూర్చి ప్రశ్నించవలసి వస్తుందని కూడా ఆయన అన్నారు.

మంత్రిపదవికి శ్రీ పల్లంరాజు రాజీనామా

ఒకటి లేక రెండురోజులలో ఆమోదించగలనని ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాదు, ఫిబ్రవరి 26:— ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నుకొబడిన అటవీశాఖామంత్రి శ్రీ యం. పల్లంరాజు రాజీనామాను తాను ఒకటి లేక రెండురోజులలో ఆమోదిస్తానని ముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య నేడు ప్రకటించారు.

గత మూడురోజులుగా జరుగుతున్న కాంగ్రెసు శాసనసభాపక్ష సమావేశంలో మాజీమంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి నేటి సాయంత్రం ఈవిషయమైన ప్రసక్తిగానిరాగా ముఖ్యమంత్రి పైవిధంగా తెలియజేశారని తెలుస్తున్నది.

శ్రీ పల్లంరాజు రాజీనామా పత్రం తనవద్దనే వున్నదని శ్రీ సంజీవయ్య అన్నారు.

టోక్యోలో నూతన పగోడా

టోక్యో, ఫిబ్రవరి 26:— ఏడేండ్లక్రితం ప్రధాని నెహ్రూ బహూకరించిన బుద్ధుని చితాభస్మాన్ని భద్రపరచడానికై నిర్మితమైన నూతన పగోడాకు నిన్నసాయంకాలం యిక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ఉత్సవానికి భారత సింహళ రాయబారులు పెక్కుదేశాల రాయబారులు హాజరయారు.

శాసనసభాపక్ష సమావేశం

లోకలైజేషన్ పథకం: శ్రీ జగన్నాధరాజు విమర్శకు శ్రీ అల్లూరి సమాధానం

హైదరాబాద్, ఫిబ్రవరి 26:— డెల్టా ప్రాంతంలో లోకలైజేషన్ పథకంపై శ్రీ గాదిరాజు జగన్నాధరాజు చేసిన ఆక్షేపణల విషయంలో ఎట్టి సవాలునైనా ఎదుర్కొనేందుకు తాను సంసిద్ధంగా వున్నట్లు పబ్లిక్‌వర్క్సుమంత్రి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు నేటిరాత్రి కాంగ్రెసు శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ తెలియజేశారు.

శ్రీ జగన్నాధరాజు, ఈ పథకం అమలుజరుపుట విషయంలో పబ్లిక్‌వర్క్సు మంత్రి పై నిన్న కొన్ని ఆరోపణలు చేశారు. ఆ సందర్భంలో గౌనిరాబడిన హంశాల విషయమై మాట్లాడుతూ శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, తాను తనకు ముందు పదవిలోవున్న శ్రీ జె. వి. నరసింగరావు రూపొందించిన పథకాన్నే అమలుపరుస్తున్నామన్నారు. దాని నిబంధనలను రెవిన్యూబోర్డు సభ్యుడు శ్రీ యం. టి. రాజా రూపొందించారు అని కూడా ఆయన అన్నారు.

నేటి సాయంత్రం జరిగిన కాంగ్రెసు శాసనసభాపక్ష సమావేశానికి శ్రీ డి. సంజీవయ్య అధ్యక్షత వహించారు.

నేటి సమావేశానికి మొత్తం 79 మంది సభ్యులు మాత్రమే హాజరుకాగా, వారిలో పది మంది మాత్రమే బడ్జెటుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు.

క్షామ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలని కొంతమంది సభ్యులు కోరారు. పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులు పనిచేస్తున్న విధానాన్నిగూర్చి కొందరు సభ్యులు విమర్శించారు.

మహిళా సంక్షేమానికి ఇంకాఎక్కువ సొమ్మును కేటాయించాలని శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ కోరింది. ఒక సభ్యుడు ఒక మహిళా సభ్యురాల్ని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చేసిన ఫిర్యాదును సహృదయంతో పరిష్కరించాలని కోరారు.

పంటలు దెబ్బతిన్న జాగీరు ప్రాంతాలలో రెమిషన్ మంజూరు చేయాలనీ, వెనుకబడియున్న తెలంగాణా ప్రాంతంలో తగు ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరపాలనీ శ్రీ గుండం వీరయ్య కోరారు.

శ్రీయుతులు పి. యన్. అప్పారావు, శ్రీ షేక్ మౌలా, శ్రీ గోపిడి గంగారెడ్డి, శ్రీ పప్పూరి రామాచార్‌గార్లుకూడా ప్రసంగించారు.

(మిగతా 6 వ కాలంలో)



మీరు గణించబడినారా?

ఏ ప్రాంతంగాని, ఏ గృహముగాని, ఏ వ్యక్తిగాని గణింపబడకపోయినచో జనగణన అధికారులైన మున్సిపల్ కమీషనరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, తహసీలుదార్లు గార్లకు వెంటనే తెలియపర్చండి.

(ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల సూపరింటెండెంటుగారిచే ప్రచురించబడినది.)

అంబికా జవ్వాజి బత్తి.
ఎల్లప్పుడు కూష్టాబీఠాజే సెంటు.
మనోహరం సెంటు.
వట్టివేరు అత్తరు వాడండి.
అంబికా కెమికల్ ప్రాడక్ట్సు రిజిస్టర్డు
ఏలూరు. (ఆంధ్రప్రదేశ్)

ఎవరెడీ
బనియనులు శ్రేష్ఠమైనవి.
★
ఎవరెడీ నిట్టింగ్ అండ్ వీవింగ్ ఫ్యాక్టరీ
టి. ఎస్. ఎస్. రోడ్, తిరుప్పూర్.

నెర్విటాల్
నరముల బలహీనతకున్నూ, రక్తహీనతకున్నూ రామబాణము. అనుభవయుక్తముగా చేయబడినది.
8 ఔ. సీసా 5-75 పోస్టేజి 1-75
ఇండియన్ మెడిసిన్ హౌస్,
విజయవాడ-2.

సంగ్రహ ప్రకటనలు

వేలం నోటీసు

గూడూరు మునిసిపాలిటీ

గూడూరు మునిసిపాలిటీ తాలూకూ బస్సు స్టాండు, బండ్ల దొడ్డి, మార్కెట్లు, స్లాటరు హౌసు వగైరాల యందు 1961—62సం:నకు నిర్ణయించిన మేరకు రుసుములు వసూలు చేయు హక్కును బహిరంగముగా గూడూరు మునిసిపల్ ఆఫీసునందు తే9—3—61 ఉదయము 9—00 గంటలకు వేలము వేయబడును. వేలం దారులు నోటిఫికేషను షరత్తులకు లోబడి, వేలముపాట పాడవలెను. ఇతర విషయములు మునిసిపల్ ఆఫీసునందు పనిచేయు కాలములో తెలుసుకొన వచ్చును.

జి. శేషేంద్ర శర్మ, కమీషనరు.

ప్రకటన

శ్రీకాకుళం మునిసిపాలిటీ

శ్రీకాకుళం మునిసిపాలిటీకి చెందిన కబేలా, మార్కెట్లు, శకటబంకులు వగైరాలు 1961—62 సంవత్సరం గుత్తలు 4—3—61 తేది శనివారం మధ్యాహ్నం 2 గంటలనుండి మునిసిపల్ ఆఫీసులో బహిరంగముగా వేలం వేయబడును. వేలం షరతులు మునిసిపల్ ఆఫీసునుండి పొందవచ్చును.

(సం.) బి. వి. నాయుడు, కమీషనరు.

వేలం నోటీసు

నిడదవోలు పంచాయితీ

1961—62 సం.రం.నకు నిడదవోలు పంచాయితీ తాలూకు వేలం నోటీసు తే. 18—2—61 సం.రం. ఆంధ్రప్రభలో తే. 3—3—61 తేదీని జరుపబడునని ప్రచురణ చేసియున్నాము. కాని సదరు తేదీన శలవుదిన మగుటచేత ది. 9—3—61 తేదీని యీ దిగువ వాటలకు పంచాయితీ ఆఫీసువద్ద 2 గం.ల లగాయతు వేలం వేయబడును.

(1) వారపుసంత, (2) రోజువారీ మార్కెట్ (3) బండ్ల, లారీస్టాండ్లు, (4) రోజువారీచాపల మార్కెట్టు, (5) పశువుల వధశాలలలో సుంకములు వసూలు చేసుకొనే హక్కు వేలం వేయబడును.

(సం.) యం. పుల్లంరాజు,
కార్యనిర్వహణాధికారి.

టెండరు

ఆంధ్ర విశ్వ విద్యాలయము, వాల్తేరు.

''జి. ఎఫ్. ఎర్స్కిన్ కాలేజి, జియోథియేటర్, తూర్పు వరండాలో గ్రిల్లిన్ ఎంక్లోజరు పునరుద్ధరించే నిమిత్తం సీల్డు టెండర్లు వాల్తేరులోని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారుగారిచే 20—3—61 సోమవారము సా. 4 గం. వరకు తీసుకొనబడును. షెడ్యూళ్లు, స్పెసిఫికేషనులు వాటి ఖరీదుక్రింద రు. 2—చెల్లించి దరఖాస్తుమీద రిజిస్ట్రారు నుండి పొందవచ్చును.

జి. వి. ఎస్. ఎల్. నరసింహం
అసిస్టెంటు రిజిస్ట్రారు (అకౌంట్సు)
యూనివర్సిటీ ఆఫీసు, వాల్తేరు.

నోటీసు

1961-62 సం. కు సేల్ నోటిఫికేషన్

1961—62 సం. కు మునిసిపల్ లీజులు, కంట్రాక్టులు వగైరా వేలం బళ్లారి మునిసిపల్ ఆఫీసువద్ద 6—3—61 ఉ. 11 గం. క జరుపబడును. పాటపెట్టదలచినవారు, అమ్మకాల అన్ను షరతులు ఆఫీసురోజులలో ఉ. 11—30 నుంచి సా. 5 గం. వరకు మునిసిపల్ ఆఫీసులో పొందవచ్చును.

(సం.) ఎం. సురేంద్రనాథ్,
కమీషనరు.

ప్రకటన

లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

యిందుమూలముగా తెలియజేయడ మేమనగా, శ్రీ కేశవరావు శితాగామారావుగారికి లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషను ఆఫ్ ఇండియా వారిచే యీయబడిన పాలసీ నెంబర్లు 12816623, 12858471, మరియు యూనిట్టు ఓరియంటల్ చే యీయబడిన 1681532 పాలసీ. నెంబర్లు లోగా, ఏ అభ్యంతరమున్నా యీ క్రింది ఆఫీసువారికి తెలియపరచనిచో పై పాలసీలకు నకళ్ళు యీయబడును.

(సం.) ఆర్. కొమన్న, డివిజనలు మేనేజరు.

రాగల ఎన్నికలకు సన్నాహం: కాంగ్రెసుపక్ష అభ్యర్థుల అర్హతలు

రచన: శ్రీ కొడాలి ఆంజనేయులు

కాంగ్రెసు వజ్రోత్సవాలు ఇటీవలనే జరిగినవి. 1935లో కాంగ్రెసు స్వర్ణోత్సవ సంరంభం చూసిన వారికి ఈ వజ్రోత్సవాలు చాలా నీరసంగా కనిపించాయి. ప్రభుత్వ ముఖ్య నగరాలలో బహుశా అధికార ప్రోత్సాహంతో ఇవి కొంత ఆడంబరంగా జరిగితే జరిగి వుండవచ్చును. కాని జిల్లా ముఖ్యపట్టణాలలో మాత్రం ఈ ఉత్సవ లేశమాత్రమూ ప్రజానీకాన్ని ఆకర్షించలేక పోయినవని చెప్పక తీరదు. కాంగ్రెసు పుట్టి 75 యేండ్లయినది. అందుకే వుత్సవాలు జరుగుతూన్నవన్న సంగతి సామాన్య జనానికి తెలియనే తెలియదు. కాంగ్రెసు వూరేగింపులు చూచిన జనంలో నుండి మళ్లీ యేమైనా ఎన్నికలు జరుగుతూన్నవా ఏమిటి?' అనే మాటలు వూరేగే కాంగ్రెసు నాయకులకు చెవులారా విన వచ్చినవి. ఎన్నికలలో తప్ప కాంగ్రెసు వారు ప్రజల కళ్లపడరనే అపప్రథ విశ్వవ్యాప్తమయింది. అయితే 1935 నాటి కాంగ్రెసు స్వర్ణోత్సవాలకు 1960 నాటి వజ్రోత్సవాలకు ప్రజాభిప్రాయంలో ఈ విపరీతమయిన వ్యత్యాసమునకు తగిన కారణం లేకపోలేదు. 1935 నాటి కాంగ్రెసు, ప్రజల దృష్టిలో భారత స్వాతంత్ర్య సంపాదన కోసం సకల త్యాగాలకు సంసిద్ధంగా వున్న జాతీయ సంస్థ. 1960 నాటి కాంగ్రెసు ప్రభుత్వాధికారం చేపట్టిన ఒక రాజకీయ పక్షం. కాంగ్రెసు చేసిన ఈ వజ్రోత్సవాలు కూడా రానున్న జనరల్ ఎన్నికలకు 'నాంది' అని మాత్రమే విద్యావంతులు అవిద్యావంతులు కూడా అనుకొన్నారు. కొన్నిచోట్ల ఇవి ఎన్నికల ప్రచారానికి ప్రారంభోత్సవాలా అన్నట్టు నడిచిన మాట కూడా వాస్తవమే. అందువల్లనే ఇవి ఎంత అల్పంగా జరిగినా ప్రతిపక్షాలవారివిమర్శలకు గురి కావలసి వచ్చింది. ముఖ్యంగా రాజాజీ 'స్వరాజ్య'లో వ్రాసిన మాటలు మనం గమనించక తప్పదు. నాడు కాంగ్రెసులో వుండ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సర్వస్వము ధారపోసిన మహామహులేకులు నేడు కాంగ్రెసుకు ప్రతికూల పక్షాలలో వున్నారు. ఆచార్య కృపలానీ, జయప్రకాశనారాయణ్, అరుణా అసిఫాలీ, రాజాజీ మొదలగు వారట్టివారే. కాంగ్రెసు గడించిన కీర్తి ప్రతిష్ఠలతో వారికి ప్రముఖ పాత్ర వుందనడానికేమీ సందేహంలేదు. అయితే ఈ వజ్రోత్సవాలుతమకొక్కరికే సంబంధించినట్లు నటిస్తూ కాంగ్రెసుసంస్థ యొక్క పూర్వ ప్రతిష్ఠను తమ ఖాతాను జమకట్టుకొని వోటర్లను ఆకర్షించడానికి చేసే ప్రయత్నం బాగుండలేదంటారు రాజాజీ.

నిజానికిది రాజాజీ ఒక్కరి అభిప్రాయమే కాదు. గాంధీజీకి కూడా ఇది ఇష్టంలేదు. గాంధీజీ తన చివరి రోజులలో కాంగ్రెసును రద్దు చేసి రాజకీయాలతో సంబంధంలేని లోకసేవా సంస్థగా రూపొందించ వలయునని ఆశించిన సంగతి అందరికీ తెలిసినదే. కాని ప్రధాని నెహ్రూ మొదలగు అగ్రనాయకులు సువ్యవస్థితమైన కాంగ్రెసును రద్దుచేసిన యెడల అనాటి పరిస్థితులలో యే యితర రాజకీయ పక్షము సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించజాలదని అందువలన దేశాభ్యుదయమునకు భంగం కలుగవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆ కారణంగా గాంధీజీ అభిప్రాయం ఆచరణలోకి రాలేదు. రాజాజీ స్వరాజ్యలో వ్రాసిన వ్రాతలలో చాలా ఆవేదన కనపడుతూన్నది. భారత జాతీయ కాంగ్రెసు వజ్రోత్సవాలలో పాల్గొనడానికి, అధికారంలో వున్న కాంగ్రెసు కెంత హక్కున్నదో ఇటీవల నిర్మింపబడిన 'స్వతంత్ర' పక్షానికి కూడా అంతహక్కు వున్నదనీ, అధికారంలో వున్న కాంగ్రెసు ఆ వుత్సవం తమ సొంత పార్టీ వుత్సవంగా జరుపుకోవడం యేమీ బాగాలేదనీ, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఈ వుత్సవంజరిపివుండవలసిందనీ అన్నారు. ఈ మాటలు అక్షరాలా నిజం. కాంగ్రెసు ఈ వుత్సవాలను జాతీయోత్సవాలుగా జరిపివుండవలసింది. పార్టీ వుత్సవాలుగా జరపబట్టే అవి అంత నీరసంగా కనపడేటందుకు కారణమయింది. అయితే పూజ్యులయిన రాజాజీకి ఒక్క విషయం మాత్రం సవినయంగా మనవి చేయవలసి వుంది. 'స్వతంత్ర' పక్షం వారు కూడా ఈ వజ్రోత్సవాలు జరిపి వుండవలసింది. అలా జరిపితే కాదనేటందుకు సాహసించగలవారు లేరు. కాని దురదృష్టవశాత్తు, స్వతంత్రపక్షం వారు స్వాతంత్ర్యోత్సవాలు కాని, రిపబ్లిక్కు వుత్సవాలు కానీ, గాంధీ జన్మదినోత్సవాలు కానీ జరుపుతూండడం లేదు. ఈ జాతీయ పర్వదినాలను అన్ని రాజకీయ పక్షాల వారు జరుపుతూండడం వలన జాతీయైక్యత మరింత పటిష్ఠం కాగలదు గదా!

కాంగ్రెసు వజ్రోత్సవాలు కాంగ్రెసు ఎన్నికలకు ప్రాతిపదిక అని ప్రతిపక్షాల వారు అంటూ వుండగానే, కాంగ్రెసు అభ్యర్థుల అర్హతలనిర్ణయ సంఘంవారు చేసినసూచనలను కాంగ్రెసువర్కింగు కమిటీ వారంగీకరించి ప్రకటించడం కూడా ఆ వజ్రోత్సవాలు జరిగిన ఈ నెలలోనే తటస్థించింది. ఆ అర్హతలలో సోషలిజమును గూర్చి తెలుసుకొని అందులో విశ్వాసం కలిగివుండడం ఒకటి. కాంగ్రెసు సోషలిస్టు సిద్ధాంతాన్ని అంగీకరించి కొన్ని యేండ్లయింది. ప్రధాని నెహ్రూ మాటిమాటికి 'సోషలిస్టు నమూనా సమాజము'ను గూర్చి మాట్లాడుతూనే వున్నారు. ఆయన మాట్లాడేది సోషలిస్టు సమాజమును గూర్చి కాదు. సోషలిస్టు నమూనా సమాజమును గూర్చి. ఈ సోషలిస్టు నమూనా సమాజమంటే కాంగ్రెసు లోపలివారికి వెలుపలి వారికి కూడా నిజంగా సరియైన నిర్వచనం ఇంతవరకూ తెలియదని చెబితే యేమీ అతిశయోక్తి లేదు. ఈ సోషలిస్టు నమూనా సమాజం బందరు చిలకలపూడి గిల్టు బంగారం సరుకు వంటిదా అని అడిగే వారు కూడా లేకపోలేదు. దాని అర్థం ఇంతవరకు తెలియకపోబట్టే దానిని నిర్వచించడానికి కాంగ్రెసు పార్లమెంటరీ పక్షంవారు వందమంది సభ్యులతో ఒక సబ్ కమిటీని నియమించినట్లు నేటి పత్రికలలో ప్రకటింపబడినది. దాని నిర్వచనం ఒకరితో ఇద్దరితో తేలదని తెలుసుకొని కాబోలు వారంత మందిని నియమించి వుంచారు. అంత క్లిష్టమైన సోషలిస్టు సిద్ధాంతాన్ని తెలుసుకొని అందులో విశ్వాసం కలిగి వున్నవారే కాంగ్రెసు అభ్యర్థులుగా ఉండేటందుకు అర్హులట. ఈ అర్హతను నిర్ణయించే పండితులు ఎందుల కాంగ్రెసు కమిటీల సభ్యులు.

తరువాత భూ సంస్కరణలలోను, సహకార వ్యవసాయంలోను విశ్వాసం కలిగి యుండటం మరొక అర్హతగా సూచించ బడింది. ఈ విషయంలో కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు బహు జాగ్రత్తగా వ్యవహరించవలసివుంది. భూ సంస్కరణలు, యెవరి ప్రయోజనం కోసం వుద్దేశించబడినట్లు చెప్పబడుతున్నవో వారికి నిజంగామేలు కలుగు తున్నదో లేదో పరిశీలించవలసియున్నది. మన ఆంధ్రప్రదేశ్లో చేసిన సీలింగు చట్టం వలన భూములు లేని పేదవారికి భూములు లభిస్తవనే మాట నిజం కాదని ఆ బిల్లును ప్రతిపాదించిన మన డిప్యూటీ ముఖ్యమంత్రిగారే విశదం చేశారు. కీ.శే. కళావెంకటావుగారు కూడా అలాగే సెలవిచ్చారు. భూ సంస్కరణ చట్టాలను గూర్చి చాలా పట్టుదలగా మాట్లాడుతూవచ్చిన మన ప్రధాని నెహ్రూ సైతం మొన్న పార్లమెంటులో భూములు లేని వ్యవసాయ కూలీలను గూర్చి ప్రస్తావిస్తూ, దేశంలో కలిగిన మార్పుల వలన వారికేమీప్రయోజనం కలుగలేదనీ వారి సమస్య వివిధ రకములైన పారిశ్రామికాభివృద్ధి వలననే పరిష్కారం కాగలదనీ,ఎక్కడైనా భూమి వుంటే వారి కీయవలసి వుంటుందని అన్నారు. దీనినిబట్టి వివిధ రాష్ట్రములలోఅంగీకరించబడిన సీలింగు చట్టాలవలన భూములులేని వ్యవసాయకూలీలకు భూమి లభిస్తుందనే ఆశ ప్రధాని నెహ్రూకు సైతం తొలగిపోయిందని మనం అర్థంచేసుకుంటే తప్పు గాదు. కాబట్టి ఈ సీలింగు చట్టాలకు ప్రతికూలంగా విమర్శలు చేసినవారి ఉద్దేశ్యం వ్యవసాయ కూలీలకు భూమి లభించకుండా ఉండాలనికాదు. వారికి భూమి లభించకపోగా, ఇటువంటి చట్టాల వలన ఒకటిరెండు తరాలలో దేశంలోని భూమి యావత్తూ వ్యవసాయమునకు గిట్టుబాటుకాని చిన్న చిన్నముక్కలుగా చీలిపోతుందని, అందువలన దేశంలో పంట తగ్గిపోయి దేశం ఆర్థికంగా దెబ్బతిన వచ్చునని మాత్రమే వారు విమర్శించారు. అంతమాత్రంతో వారు సాంఘిక న్యాయమునకు ప్రతికూలురని భావించరాదు. ఆ విషయమలా వుండగా ఈ శీలింగు చట్టముల ప్రకారం, ఒక్కొక్కవ్యక్తియొక్క గరిష్ఠ పరిమితిభూమిని నిర్ణయించి, మిగులు భూమిని ప్రభుత్వంవారు స్వాధీనంచేసుకోవడానికి యెంతకాల వ్యవధికావాలో ప్రభుత్వానికి ఎంతసిబ్బంది అవసరమో, యెంత వ్యయంఅవుతుందో ఆలోచిస్తే ఈ చట్టాలవలన కలిగే ప్రయోజనం అత్యల్పమని తేలుతుంది.అదీకాక నేటి మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో, సీలింగు చట్టం వలన ప్రభుత్వానికి లభించబోయే భూములకు నష్టపరిహారంక్రింద ఈయవలసిన సొమ్మును కేటాయించకపోవడమును బట్టి, ఈ సంవత్సరానికి ఈ చట్టంక్రింద ప్రభుత్వం స్వాధీనం పరచుకోకలిగిన భూములు యేమీ వుండవని కూడా భావించవలసివుంటుంది. కనుక పెద్ద పెద్ద వివాదాలకు మాత్రం పనికివచ్చే ఇటువంటి చట్టాలలో విశ్వాసం లేకపోవడం కాంగ్రెసు అభ్యర్థిత్వానికి అనర్హతగా భావించడం సమంజసం కాదు. నిజానికి ఈ చట్టాన్ని అంగీకరించిన శాసన సభ్యులలోనే అధిక సంఖ్యాకులకు ఇందులో నమ్మకంలేదు. ఈ విషయం వారి వ్యక్తిగత సంభాషణలలో బాగా అర్థమవుతుంది.

ఇక సహకార వ్యవసాయంలో విశ్వాసం కలిగి వుండడం మరొక అర్హతగా నిర్ణయించబడింది. ఈ విషయాన్ని గూర్చి దేశంలో చెలరేగిన వాద ప్రతి వాదాలు అందరూ గమనించే వుంటారు. యే రాజకీయ పక్షానికీ చెందని పూజ్య వినోబాజీ సైతం సహకార వ్యవసాయం మన దేశంలో ఇప్పుడు జయప్రదం కాదన్నారు. సహకార వ్యవసాయాన్ని ప్రతికూలించిన వారంతా అసలు సహకారోద్యమానికే ప్రతికూలురని భావించడం పొరబాటు. సహకార వ్యవసాయంలో కల సాధక బాధకాలను విచారించి, దాని వలన కలుగగలవను కొంటున్న సత్ఫలితాలు కలుగకపోగా పైపెచ్చు దుష్ఫలితాలు కూడా కలుగ వచ్చునని వారి అభిప్రాయం. కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వాలు కల రష్యా, చైనాలలోనే ఈసహకారవ్యవసాయంలో పంటలు విపరీతంగా పడిపోయినట్లు ఇటీవల పత్రికలలో మనం చదివినాము.'ఉమ్మడిగొర్రె పుచ్చి చచ్చింద'ని మన తెలుగులో ఒక సామెత ఉంది. అది సోవియట్ రష్యాలో అక్షరాలా నిజమై క్షేత్రాలలో క్షేత్ర పరిపాలకుల అశ్రద్ధ అసమర్థతంవల్ల లక్షలాది గొర్రెలు చనిపోయినట్లు కృశ్చేవ్ గోలపెట్టడం మనమందరం పత్రికలలో చదివిందే. చంద్రమండలములోకి రాకెట్టుయినా పంపగలిగిందిగాని సమష్టివ్యవసాయ క్షేత్రాలను జయప్రదం చేయలేకపోతున్నది సోవియెట్ యూనియన్. ఇన్ని అనుభవాలు తెలిసిన తరువాత సహకారవ్యవసాయంలో విశ్వాసముంచగలగడం సాధ్యం కానిపని. ఉత్తరప్రదేశ్లో, శ్రీ నెహ్రూ ఆశీర్వాదంతో నిర్మింపబడిన చంద్రభానుగుప్త మంత్రివర్గంలో హోంశాఖామంత్రి శ్రీ చరణ్ సింగ్కు సహకారవ్యవసాయంలో విశ్వాసంలేదు. ఆయన ఆ విషయం బహిరంగంగా ప్రకటించారు కూడా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వివాదాలలో ఒక పక్షానికి నాయకుడుగా వున్న మాజీ మంత్రి శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డి సహకారవ్యవసాయం జయప్రదంకాదని ఎన్నోచోట్ల బహిరంగ సభలలో అన్నారు. కేంద్ర మంత్రివర్గంలోకూడా ఒక రిద్దరు అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. మన రెవిన్యూమంత్రి అలాగే అంటున్నారు. వీరు దేశాభ్యుదయానికి ప్రతికూలురనడంగాని అభివృద్ధి నిరోధకులనడం కానీ కేవలం సాహసం. మన శాసన సభ్యులలోనూ మంత్రులలోనూ కూడా అధిక సంఖ్యాకులు తమ వ్యక్తిగత సంభాషణలలో సహకార వ్యవసాయానికి ప్రతికూలంగా మాట్లాడుతుంటారు. పైకి అందులో నమ్మకమున్నట్లు నటిస్తూంటారు. కాంగ్రెసు అభ్యర్థిగా నుండేటందుకు ఇది ఒక అర్హతగా నిర్ణయింపబడటం అటువంటి నటనలకు మరింత దోహదం చేస్తూన్నదని కాంగ్రెసు అధిష్ఠానవర్గం వారెంత తొందరగా గ్రహిస్తే అంతమంచిది.

ఇంక కుల మత వర్గ భేదాలను పాటించక పోవడం మరొక అర్హతగా నిర్ణయించబడినది. 1946 నుండి ఇంతవరకు జరిగిన ఎన్నికలన్నింటిలోను, కుల మత వర్గభేదాలను పాటించకుండా అభ్యర్థుల నిర్ణయం జరిగిన సందర్భాలు చాలా అరుదు. ఈ పర్యాయం, ఆ భేదాలను పాటించని వారినీ, ఈ భేదాలతో నిమిత్తం లేకుండా అర్హులయిన వారినీ అభ్యర్థులుగా చేయగలిగితే నిజంగా కాంగ్రెసు నాయకత్వానికి అందరూ సాష్టాంగపడవలసిందే.

మద్యనిషేధంలో నమ్మకం కలిగి వుండడం కూడా ఒక అర్హతగా పేర్కొనబడింది. సందర్భం వచ్చింది గనుక స్పష్టంగా చెప్పక తప్పదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యనిషేధ శాసనాన్ని అమలుపరుస్తూన్న విధానం హాస్యాస్పదంగా వుంటూన్నది. నీరా తాటిబెల్లపు సహకార సంఘాలన్నీ కల్లు అంగళ్లుగా మారిపోయిన సంగతి మన రాష్ట్రంలో ఆబాలగోపాలం ఎరుగుదురు. నీరా పేరుతో కల్లు ప్రతి వూర్లోనూ ప్రతి బజారులోనూ బహిరంగంగా అమ్మబడుతూ వున్నది. నీరా సంఘాల అధ్యక్షులు కుబేరులవుతూన్నారు. గ్రామంలో యేదైనా నేరం జరిగితే అది పోలీసువారు విచారించాలా లేదా అని నిర్ణయించడం అవూరి నీరా సహకార సంఘాధ్యక్షుని చేతిలో వుంది. ఆయన ఆ వూరికి దాదాపు పోలీసుమంత్రి అంటే అతిశయోక్తి కాదు. ఈ సోషలిస్టు నమూనా రాజ్యంలో నీరా సహకార సంఘాల పేరుతో కొందరు కష్టజీవులు కూడబెట్టుకున్న డబ్బును, వారి నీతిని, వారి కుటుంబ శాంతినీ, వారి మర్యాదనూ హరించడం యెలా సహించబడుతున్నదో గ్రహించలేకుండా వున్నాము. ఇంత జరుగుతూన్నప్పటికీ యేమీ తెలియనట్లుగా మనమంత్రి శ్రీ సత్యనారాయణ రాజు, మద్యనిషేధం కాంగ్రెసు ముఖ్య కార్యక్రమాలలో ఒకటి, దాన్ని అమలుజరిపి తీరతాం' అంటూ బల్లగుద్ది చెప్పడం, అందుకు ప్రతిగా ఆయన ప్రత్యర్థి కాంగ్రెసు నాయకుడు శ్రీ [illegible] మద్యనిషేధం నిరర్థకమయింది, [illegible] జిల్లా [illegible] 'నీరా సంఘాలను' వేలం పాట పెట్టాలనడం' — ఇదంతా ఒక ప్రహసనంగా తయారయింది. ఇటీవల ఈ మద్యనిషేధ శాసనాన్ని అమలు పరచడానికి ఒక ప్రత్యేకశాఖను నియమించి ఆశాఖ ఖర్చులకు గాను ఈసంవత్సరం బడ్జెటులో 13 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మద్యనిషేధము నమలుపరచే పని పోలీసువారి పరం చేసేముందు ఇటువంటి ప్రత్యేక శాఖ క్రింద కొంతకాలం వుండి. అప్పుడు కలిగినంత ప్రయోజనమిప్పుడు కూడా కలుగుతుందని మన ప్రభుత్వానికి తోచకపోవడం విచారకరం. ఇది మద్యనిషేధ శాసనం అమలులో వున్న ఆంధ్ర జిల్లాలలోని పరిస్థితి. మద్యనిషేధం అమలులో లేని తెలంగాణాలో కల్లు సారా సహకార సంఘాలు పనిచేస్తూన్నవి. వాటి పరిపాలనాధికారులు చాలామంది కాంగ్రెసు నాయకులేనని వింటున్నాము. ఇటువంటి సందర్భాలలో మద్యనిషేధ కార్యక్రమంలో విశ్వాసం కలవారిని వెదకి అభ్యర్థులుగా నిర్ణయించగలిగితే కాంగ్రెసు నాయకులొక ఘనకార్యం సాధించినట్లుగా భావించవలసి వుంటుంది.

బాగా ఆలోచిస్తే కాంగ్రెసు అభ్యర్థుల అర్హతలను నిర్ణయించడానికి ముందు కాంగ్రెసు అధిష్ఠానవర్గంవారు చేయవలసిన పని చాలా వుంది.

ఉత్తరప్రదేశ్, బీహారు, ఆంధ్ర, మైసూరు మొదలగు రాష్ట్రాలలో కాంగ్రెసు వర్గాల మధ్య కలిగిన అంతఃకలహాలను రూపుమాపడం అత్యవసరం. ఒరిస్సాలో కొయలిషన్ ప్రభుత్వం రాజీనామా యిచ్చిన పిమ్మట, అక్కడ కాంగ్రెసు పటిష్ఠం కావడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కేరళలో కొయలిషన్ మంత్రివర్గం భగ్నం కాకుండాను కాంగ్రెసు బలం తగ్గకుండానూ చూచుకోవాలి. మధ్యప్రదేశ్లో మత కలహాలు తలయెత్తకుండా జాగ్రత పడాలి. అస్సాములో భాషావివాదాలు వలన కలిగిన దుష్ఫలితాలను నివరించుకోవాలి. పంజాబులో పంజాబీసుబా ఉద్యమాన్ని అదుపులో వుంచగలగాలి. ఇన్ని ఆంతరంగిక సమస్యలను పరిష్కారం చేసుకోగలిగి వట్టి వివాదాలను పట్టుకొని వ్రేలాడకుండా వాస్తవిక విషయాలను తెలుసుకొన్నప్పుడే కాంగ్రెసు రానున్నయెన్నికలలో అర్హులైన అభ్యర్థులను నిర్ణయించి విజయం పొందగలుగుతుంది.

ప్రధాని నెహ్రూతో లార్డ్ హోంసమావేశం

కాంగో, లావోస్ మున్నగు పెక్కు అంతర్జాతీయ సమస్యలపై చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:—

నిన్న ఇక్కడకు విచ్చేసిన బ్రిటిష్ విదేశాంగమంత్రి లార్డ్ హోమ్ ప్రధాని నెహ్రూను కలుసుకొని, వారితో కాంగో, లావోస్ మున్నగు పెక్కు అంతర్జాతీయ సమస్యలనుగురించి చర్చలు జరిపారు. లావోస్లోని అంతర్జాతీయ పర్యవేక్షకసంఘానికి, నూతన అధికారాలు యేమి ఇవ్వవలసి వుంటుందో చర్చించి నిర్ణయించడానికై లావోస్ బయట ఒక సమావేశం జరగాలని సోవియెట్ యూనియన్ కావించిన ఇటీవలి సూచనపై, ప్రధాని నెహ్రూ, లార్డ్ హోమ్లు ముఖ్యంగా చర్చించినట్లు తెలియవస్తున్నది.

తొలుదొల్త ఇట్టి సమావేశమంటూ ఒకటి జరిగినట్లయితే తదుపరి, దీని ఫలితాన్ని పురస్కరించుకొని పర్యవేక్షక సంఘానికొక నూతన ఆదేశం ఇవ్వడానికై జెనీవా సమావేశం వంటిది జరగవలెనని కూడా సోవియెట్ యూనియన్ ప్రతిపాదించింది.

ఈ పర్యవేక్షక సంఘానికి భారతదేశం అధ్యక్షురాలుగా వున్నది కనుక, లావోస్ సమస్యపట్ల అది అత్యంత కుతూహలం చూపుతున్నది. అంతేకాక, దానికి ప్రత్యేకమైన బాధ్యతకూడా వున్నది. ఇండో—చైనాలో శాంతి కాపాడబడవలెనని ఇండియా వాంఛిస్తున్నది. జెనీవా సమావేశానికి అధ్యక్షులుగావున్న బ్రిటన్, సోవియట్ యూనియన్లతో, ఈ సమస్యపై, ఇండియా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నది.

జెనీవా సమావేశంలో పాల్గొన్న దేశాలను తిరిగి సమావేశ పరచాలని కాంబోడియా ప్రభుత్వం కావించిన ప్రతిపాదనను, సోషలిస్టు దేశాలు, బలపరుస్తున్నవి. కాని, ఈ ప్రతిపాదనను అమెరికా తదితర దేశాలు వ్యతిరేకిస్తున్నవి.

లావోస్, ఇండో—చైనాలలోని పరిస్థితుల ఉద్రిక్తతను సడలించే ఎట్టి ప్రతిపాదనకైనా, ఇండియా సుముఖంగా వున్నది. లావోస్లోని అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం తిరిగి పని చేసేటట్లు చేయవలసినదిగా అది, ప్రతిపాదించింది. బ్రిటిష్ విదేశాంగ మంత్రి లార్డ్ హోమ్, నిన్న ప్రధానితో చర్చలు జరిపిన పిమ్మట, మధ్యాహ్నం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలుసుకొని, వారితో సంభాషించారు.

బ్రిటిష్ విదేశాంగమంత్రి లార్డ్ హోమ్, నేటి ఉదయం న్యూఢిల్లీనుంచి విమానంలో ఖాట్మండూకు బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు విమానాశ్రయంలో ఆయన, పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ ప్రపంచ సమస్యలపై తాను ప్రధాని నెహ్రూతో చర్చలు జరిపినట్లుగా తెలియజేశారు. అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం, లావోస్, కాంగో పరిస్థితులను గురించి సోవియట్ ప్రతిపాదనలనుగురించి శ్రీనెహ్రూతో చర్చించానని తెలియచేశారు. త్వరలో నే శ్రీ నెహ్రూ కామన్వెల్తు దేశాల ప్రతినిధుల సమావేశానికి హాజరవుతున్నారు కనుక, తాము అక్కడ తిరిగి కలుసుకోగలమని ఆయనఅన్నారు.

కొత్త కోణాలు

ఒకసారి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు మాటలసందర్భంలో టాగోర్కు, గాంధీజీకి ఒక చక్కని పోలిక చెప్పారు. టాగోర్ వసంతపు సర్వాభరణాలూ ధరించిన నిత్యసుమంగళివంటి వాడనీ, గాంధీజీ అత్యంత పవిత్ర వ్రతాలతో జీవితంగడిపే బ్రాహ్మణ వితంతువు వంటివాడనీ ఆయన పోలిక చెప్పారు. టాగోర్ను గాంధీజీని పోల్చి చూచినప్పుడు నిజంగానే ఈ పోలిక సముచితమేనని అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే, భారతదేశ చరిత్రలోని ఒక యుగాన్ని ముగ్గురు మహావ్యక్తులు పరిపాలించారని చెప్పవచ్చు.' సత్యయుగంలో రాజకీయ రంగాన్ని ప్రభావితంచేసి పాలించిన మహావ్యక్తి గాంధీజీ. సాంస్కృతిక కళారంగాన్ని ఏలుకున్న ఏలిక టాగోర్.

ఆధ్యాత్మిక రంగాన్ని అధివసించిన మహాపురుషుడు అరవిందుడు. భారతదేశ చరిత్రలోని ఒక ఘట్టంలో ఈ ముగ్గురు మహాపురుషులూ మూడు ముఖాల నుంచి తమ ప్రభావ ప్రసారాలను ప్రవహింపజేశారు. రాజకీయాల నిప్పులగుండంలో మధ్యన నిల్చుని కర్మయోగం ద్వారా సత్యాన్వేషణ చేశాడు గాంధీజీ. అణువణువులో అంతర్హితమై ఉన్న భగవత్తత్వాన్ని దర్శించి గానం ద్వారా, ధ్యానం ద్వారా సత్యాన్వేషణచేశాడు టాగోర్. రాజకీయ సంరంభానికి లోకానికి ఎక్కడో దూరంగా ఉండి ఏకాంతనిష్ఠలో సత్యాన్వేషణ చేసినవాడు అరవిందుడు. నిజానికి ఈ ముగ్గురు వ్యక్తులను పోల్చడానికి వీలులేదు. కాని, వీరిని పోల్చినప్పుడు ఎన్నెన్నో చిత్రచిత్రమైన రంగులు వీరిలో కనుపిస్తాయి. ఉదాహరణకు గాంధీజీ భూమివంటి వాడని అనుకుందాము. అప్పుడు అరవిందుడు మనకు ఆకాశం వలె అగుపిస్తాడు. టాగోర్ భూమ్యాకాశాలను రెండింటినీ సమన్వయించిన లంకెవలె అగుపిస్తాడు. జీవిత సంయమనం ఒకరి మార్గమైతే, జీవిత సంసర్గం మరొకరి మార్గం. జీవితాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా అతివాస్తవికంగా ఒకరు చూచారు. కొయ్యతో చేసిన రాటంలో, నోటపెట్ట లేని ఉప్పులో ఈశ్వర శక్తిని దర్శించారు. మరొకరు అణువణువులో, చెట్టులో, పుట్టలో, స్త్రీనయనాంచలాలలో, గొంతుకలో, అడుగుల సవ్వడులలో, పూవులలో, ఆకాశంలో, గానంలో, మోహంలో, దాహంలో భగవత్తత్వను దర్శించారు. మరొకరు తమలోనే భగవంతునికోసం అన్వేషించారు.

ఒక్కొక్క వ్యక్తి తన సంస్కారాన్నిబట్టి తన సత్యాన్వేషణా మార్గాన్ని ఎంచుకుంటాడు. ఒకరు అనుసరించిన మార్గాన్నే మరొకరు అనుసరించాలని ఆదేశించడం సంకుచిత వైఖరి తెలుపుతుంది. లీలాశుకునికి భగవంతుడు శ్రీరాముని రూపంలో ధనుర్బాణాలు ధరించి ప్రత్యక్షమైనాడట. శ్రీరాముడూ శ్రీ కృష్ణుడూ ఒకరేనన్న విషయం లీలాశుకునికి తెలుసు. కాని లీలాశుకులు కృష్ణ భక్తుడు. భగవంతుడు కృష్ణ రూపంలో కనుపిస్తేనే ఆయనకన్ను తృప్తి చెందుతుంది. అందుచేత ఆయన శ్రీరాముణ్ణి ధనుర్బాణాలు అవతలవుంచి పింఛమూ, వేణువూ పట్టుకుని రమ్మని కోరాడు. ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ముక్తి సాధనాన్ని ఎన్నుకుంటారు. టాగోర్ ఎన్నుకున్న ముక్తి సాధనం 'అక్షరం'. 'అక్షరం' ద్వారా ఆయన అనంతతత్వాన్ని ఉపాసించాడు.

టాగోర్ మహాస్వాప్నికుడు (డ్రీమర్) టాగోర్కు 'స్వాప్నికుడ'ని బిరుదు నిచ్చింది వారి జిల్లాకలెక్టర్. ఆయన తెల్లదొర. ఒకమారు రైతులవద్ద శిస్తులు వసూలు చేసుకుని రమ్మని టాగోర్ను ఆయన తండ్రి పరగణాలకు పంపారట. రైతులు పంటలు పండలేదని తమ కరుణగాథలు వినిపించగానే హృదయం ద్రవించి టాగోర్ శిస్తు వసూలుఆపుచేసి,పైగా రెమిషన్కూడా ఇచ్చారట. అప్పుడు కలెక్టరుగారు టాగోర్ తండ్రికి ఒకలేఖను వ్రాస్తూ 'ఇక ఎన్నటికీ మీ కుమారుని ఇట్టి పనులకు నియోగించకండి. మీ అబ్బాయి 'డ్రీమర్' అని వ్రాశారట. నిజంగానే టాగోర్ గొప్ప స్వాప్నికుడు. ఈ ప్రపంచమంతా భగవంతుని మహాస్వప్నమన్న విషయాన్ని గుర్తెరిగిన స్వాప్నికుడు టాగోర్. ఈ సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ ఆయన జయంత్యుత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆయన తన జీవితమంతా వూహించిన మహా స్వప్నాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. కాని, కల్లోలితలోకం ఆయనస్వప్నం సఫలం చేసుకోగలదా?

—మధు

లండన్ లేఖ:

లుముంబా హత్య కలిగించిన ఆశాభంగం: ఉత్తర రొడీషియా రాజ్యాంగచర్చల వైఫల్యం: అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా రస్సెల్ సత్యాగ్రహం

శ్రీ పాట్రిస్ లుముంబా పట్ల అమెరికా కొత్త ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొనదానికి నిర్ణయించిందనీ కాంగో పార్లమెంటు పునస్సమావేశానికి, బెల్జియం సేనలపూర్తి ఉపసంహరణకు తొలిచర్యగా శ్రీ పాట్రిస్ లుముంబా విడుదలను కోరవలసినదిగా సమితిలోని అమెరికన్ ప్రతినిధి శ్రీ అడ్లాయ్ స్టీవెన్సన్కు సలహా యివ్వబడిందనీ వాషింగ్టన్ నుంచి వచ్చిన ఒక వార్త సూచించింది. ఆ వార్త ఎంతో ఆశను రేకెత్తించింది. అయితే లుముంబా ఆయన సహచరులతో సహా దారుణంగా హత్యచేయబడినట్లు వార్త రాగానే ఆ ఆశ అడియాస అయిపోయింది. శ్రీ నెహ్రూ అన్నట్లు ఉన్నత పదవులలో వున్న వారిమద్దతుతోనే యిది జరిగివుండాలి.

ఉత్తర ఆఫ్రికా రొడీషియన్ రాజ్యాంగసభ లాంకాస్టర్ భవనంలో జరిగింది. దీనిపైన కూడా గొప్ప ఆశలు పెట్టుకొన్నాం. ఆ ఆశలు కూడా అడియాసలే అయినాయి.

కలోనియల్ మంత్రి శ్రీ మెక్లియోడ్ను టోరి పత్రికలు తీవ్రంగా విమర్శించాయి. ఆయన ''సముదార'' విధానాన్ని విమర్శిస్తూ సుమారు నూరు మంది టోరీలు ఒక తీర్మానం కూడా ఆమోదించారు. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ ప్రధాని శ్రీ మాక్మిలన్ ప్రసంగిస్తూ సూచించిన ''మార్పు''కు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరించడం లేదనే అభిప్రాయం కలుగుతూ వుంది.

సర్ రాయ్ వెలెన్స్కీ, ఆయన శ్వేతజాతి సహచరుల ప్రతిపత్తిలో మార్పు గొనిరావడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి యిష్టం లేనట్లు కనిపిస్తుంది. కనకనే లాంకాస్టర్ భవనంలో జరిగిన సభ 'ప్రహసనం'గా తయారైంది.

ఫిబ్రవరి 14 వ తేదీని ప్రతి సంవత్సరం యిద్దరు ఇటాలియన్ మహర్షుల దినోత్సవం జరుతుంది.

ఈ ఉత్సవం బహు ప్రాచీనమైనది. 1450 సంవత్సరం నుంచీ సెయింట్ వేలెంటైన్ దినంనాడు యువతీ యువకులు కార్డుల ద్వారా తమ ప్రేమాభి నందనలను తెలుపుకొంటూ వుంటారు. పెక్కుమంది యువతీ యువకులు తమ స్నేహితులకు తమ చిరునామా తెలుపకుండానే కానుకలతో ఈ కార్డులను పంపుతూ వుంటారు.

చైనీస్ ఉగాది—ఆనాడే బ్రిటిష్ గృహిణుల 'పాన్కేక్స్ డే' కూడా ఫిబ్రవరి 14 ననే వచ్చాయి. దీనితో యీ రోజు ఎడతెగని వేడుకలకు కారణమైంది. చైనీస్కు 'మూషిక' వత్సరం గడిచి పోయింది. 'వృషభ' సంవత్సరం అర్ధ రాత్రి విందుల సంరంభంతో ప్రవేశించింది.

చైనీస్ పంచాంగాన్ని బట్టి యిది 4,659వ సంవత్సరం. ఈ ఉగాదినాడు ప్రతి చైనీయుడు తనకున్న ఋణాలను తీర్చివేయడానికి నిశ్చయించుకొంటాడు. ఇచ్చి మరునాటి ఉదయమే అప్పు అడిగినా తప్పులేదు.

చైనీస్ విందులలో యీ సంప్రదాయాన్ని చూసే అవకాశం నాకు కలిగింది. సోహోలోని డెన్మార్క్ వీధిలో చైనీస్ వెయిటర్లక్లబ్బు వుంది. లండన్లో అన్ని విందులు వేడుకలు పూర్తి అయిన పిదప ఈ క్లబ్బు తలుపులు తెరిచారు. చైనీస్ వెయిటర్లు జూదం ప్రారంభించారు. ఓడిపోయినవారు ఉగాది గడిచిన వెంటనే అప్పు తీసుకొంటారు.

రస్సెల్ సత్యాగ్రహం

ఈ వారంలో జరిగిన మరొక ముఖ్య సంఘటన అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా లార్డ్ రస్సెల్ 4,000 మందితో శనివారంనాటి మధ్యాహ్నం సాగించిన సమ్మె. పోలారిస్ జలాంతర్గామి స్థావరం ఏర్పాటుపట్ల ఆక్షేపణగా జరిగిన ఈ ప్రదర్శనం పరంగామార్బుల్ ఆర్చి నుంచి ట్రఫాల్గర్ స్క్వేర్ వరకు పూరేగింపు జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖా కార్యాలయం వద్ద మూడు గంటలపాటు బైఠాయింపు సమ్మె జరిపారు.

'శాంతియుతంగా వ్యవహరించండి. పోలీసులు అరెస్టు చెయ్యబూనితే ప్రతిఘటించ వలదు'' అని హెచ్చరిస్తూ కరపత్రాలు కూడా పంచబడ్డాయి.

బ్రిటన్లోని కొందరు భారతీయ ప్రజా సోషలిస్టులు కూడా ఈ ప్రదర్శనంలో పాల్గొన్నారు.

'అణ్వస్త్రాల విషయంలో బ్రిటన్లోని మా మిత్రుల వలెనే మేము కూడా ఎక్కువగా ఆందోళన చెందుతున్నాము'' అని బరోడానుంచి యిక్కడకు వైద్యవిద్య నభ్యసించ వచ్చిన డాక్టర్ మిస్ పుష్ప అమిన్ అన్నది.

ఈ ప్రదర్శనంలో రెవరెండ్ మైకేల్స్కాట్ కూడా పాల్గొన్నారు. డాక్టర్ ఫిజో మాత్రం ఆయనతో కూడా లేరు. ఈ అహింసా సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేసినది 'కమిటీ ఆఫ్ హండ్రెడ్' 88 ఏళ్ల వయస్సున్న లార్డ్ రస్సెల్ అక్కడకు వచ్చి బైఠాయింపు సమ్మెకు పూనుకొనగానే ఫొటోగ్రాఫర్లు 'లార్డ్ గాంధి' అని ఆయనకు పేరుపెట్టారు. ఆయన 20 వ శతాబ్దపు మహర్షి.

'ఇటువంటిది శాంతియుతంగా కొనసాగకపోవచ్చు. శాంతియుతంగా ప్రారంభమై దౌర్జన్యం, రక్తపాతాలతో ముగియ వచ్చు'నని 'సండే టెలిగ్రాఫ్' పత్రిక వ్రాసింది.

గాంధిజీ లార్డ్ రస్సెల్ సత్యాగ్రహాన్ని హర్షించి వుండరనీ, శనివారంనాటి మధ్యాహ్నాన్ని యిందుకోసం ఎన్నుకొని వుండరాదనీ 'సండే టెలిగ్రాఫ్' విలేఖరి శ్రీ డగ్లస్ బ్రవున్ వ్యాఖ్యానించారు.

వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి

కేంద్ర మంత్రి డాక్టర్ కర్మార్కర్ వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 26:—

ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండేటట్లు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ డి. పి. కర్మార్కర్ నిన్న 15 వ భారత రేడియాలజీ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి ప్రారంభోత్సవం జరుపుతూ నొక్కి వక్కాణించారు.

మూడురోజులపాటు ఈ సమావేశం జరుగుతుంది. డాక్టర్ యల్. హెచ్. అత్లే అధ్యక్షత వహించారు. దేశం నలుమూలలనుంచీ దాదాపు వందమంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

ప్రజలకు చౌకగా వైద్య సౌకర్యాలు లభించేటటుల చూడాలనీ, ప్రయివేటు డాక్టర్లు ఎక్కువగా లాభం గడించడం కూడదనీ, లాభంగాని నష్టంగాని లేకుండా దేశంలో చికిత్సాశాలలు నెలకొల్పాలనీ డాక్టర్ కర్మార్కర్ సూచించారు.

రేడియాలజీలో జరిగిన అభివృద్ధిని డాక్టర్ అత్లే తమ అధ్యక్షోపన్యాసంలో సమీక్షించారు.

డాక్టర్ దివాన్చంద్ అగర్వాల్ మంత్రికి అంతకుముందు స్వాగతం చెప్పారు.. ఈ రంగంలో వైద్యులు చౌకగా వైద్య సౌకర్యాలు ప్రజలకు కలుగజేయుడానికి చేసే యత్నంలో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి ఎరుక పరిచారు.

ఢిల్లీ, ఫిబ్రవరి 25:—

న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గంనుండి లోకసభకు ఒక సభ్యుని ఎన్నుకొనటానికి ఏప్రిల్ రెండున ఎన్నిక జరుగుతుంది. శ్రీమతి సుచేతా కృపలానీ రాజీనామావల్ల ఈ ఖాళీ ఏర్పడింది. నామినేషనుల స్వీకరణకు ఆఖరుతేదీ మార్చి ఏడు. పరిశీలనకు మార్చి పదవతేదీ.

ఏడాదిగా వైద్యులులేని ఆసుపత్రులు

భోపాల్, ఫిబ్రవరి 25:—

మధ్యప్రదేశ్లోని 20 ఆసుపత్రులు గత సంవత్సరంగా వైద్యులు లేకుండా పనిచేస్తున్నవి. ''ఉన్న సిబ్బంది'' పని జరుపుతున్నారు.

ఆరోగ్యశాఖ ఉపమంత్రి శ్రీ గోవింద నారాయణ్సింగ్ రాష్ట్ర విధాన సభలో ఈ విషయాన్ని ఇవాళ తెలియజేశారు:

''ఉన్న సిబ్బంది'' అంటే కంపౌండర్లు, చప్రాసీలు కూడానా అని శ్రీ సూరజ కళాసాహి (కాంగ్రెసు) అడిగారు.

దగ్గరలోవున్న ఆసుపత్రుల వైద్యులు ఈ ఆసుపత్రులకు అప్పుడప్పుడూ వెళ్లి పెద్ద పెద్ద కేసులను చికిత్సచేస్తున్నారని శ్రీ సింగ్ తెలియజేశారు.

జమ్మూ, ఫిబ్రవరి 25:—

కాశ్మీర్ ఆర్థికమంత్రి శ్రీ జి. యల్. డోగ్రా నేడు అసెంబ్లీలో 3,33,000 రూపాయల మిగులు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

డ్రాయింగ్ పరీక్షల ఫలితాలు

HYDERABAD, Feb. 25

The following is the provisional list of successful candidates at the Government Technical Examinations in Drawing subjects held in November-December, 1960 and conducted by the Department of Technical Education:

FREEHAND OUTLINE AND MODEL DRAWING
(Lower Grade)
FIRST CLASS
Srikakulam : 6 only.
SECOND CLASS
Srikakulam : 7 8 9.
Visakhapatnam : 15 45 46 47.
Rajahmundry : 157 246.
Eluru : 246 272.
Vijayawada : 340 343 344.
Guntur (Men) : 392 393.
Nellore : 474 476 490.
Kurnool (Men) : 549.
Anantapur : 611.
Hyderabad : 701.

FREEHAND OUTLINE AND MODEL DRAWING
(Higher Grade)
FIRST CLASS
Nil.
SECOND CLASS
Srikakulam : 29 30.
Visakhapatnam : 67 only.
Rajahmundry : 158 159 162 163 165 168 169 170.
Eluru : 300 303 306 312.
Vijayawada : 347 350 356 357.
Guntur (Men) : 394 395 398 407.
Nellore : 497 only.
Kurnool (Men) : 543 559 571.
Anantapur : 606 only.
Cuddapah : 632 only.
Chittoor : Nil.
Hyderabad : Nil.

DESIGN
(Lower Grade)
FIRST CLASS
Srikakulam : 33 only.
Visakhapatnam : 73 75.
Rajahmundry : 222 262.
Vijayawada : 365 370 376.
Guntur (Men) : 417-A 422.
Nellore : 499 only.
SECOND CLASS
Berhampur : 2 only.
Srikakulam : Nil.
Visakhapatnam : 760 only.
Rajahmundry : 129 199 219 238 266.
Eluru : 316 only.
Vijayawada : 368 369.
Guntur (Men) : 408 411 413 415 419.
Nellore : 498 only.
Kurnool (Men) : Nil.

DESIGN — HIGHER GRADE
(Interior Decoration)
FIRST CLASS
Rajahmundry : 211 240 243 252.
Eluru : 319 only.
SECOND CLASS
Berhampur : 3 4.
Srikakulam : 35 36.
Visakhapatnam : 78 79.
Rajahmundry : 124 143 178 180 244 248 263.
Eluru : Nil.
Masulipatnam : 327 330
Vijayawada : 374 375 380 381.
Kurnool : 590 only.

DESIGN — HIGHER GRADE
(Pattern Designing for Textile Fabrics)
FIRST CLASS
Masulipatnam : 328 only.
SECOND CLASS
Vijayawada : 364 378.
Anantapur : 602 only.

PAINTING
(Lower Grade)
FIRST CLASS
Visakhapatnam : 68 only.
Rajahmundry : 219 262.
SECOND CLASS
Srikakulam : 32 only.
Visakhapatnam : 47 76.
Rajahmundry : 129 173 177 199 208 218 222 238 241 251 257 266.
Vijayawada : 344 364 368 369 376.
Guntur : 414 415 417-A 419.
Nellore : 498 499.
Chittoor : Nil.
Hyderabad : Nil.

PAINTING
(Higher Grade)
FIRST CLASS
Nil.
SECOND CLASS
Berhampur : 4 only.
Visakhapatnam . 70 71.
Rajahmundry : 133, 178 (o.c.), 216, 223 (o.c), 232, 240, 248, 268 (o.c.).
Eluru : 314 only.
Masulipatnam : Nil.
Vijayawada: 363, 365 (o.c.), 370 (o.c), 371 (o.c.), 378 (o.c.).
Guntur : 422 (o.c.).
Anantapur : 603 604.
Hyderabad : 704 only.

MODELLING
(Lower Grade)
FIRST CLASS
Vizayanagaram : 114 115 119.
SECOND CLASS
Vizayanagaram : 118 124.

MODELLING
(Higher Grade)
No candidate passed.

ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి

రు 1.76 కోట్లతో తృతీయ ప్రణాళికకు పథకాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 25 :—

తృతీయప్రణాళికా కాలంలోరు 1.76 కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్ధి పథకాలను అమలు జరపడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం కార్యక్రమాన్ని రూపొందించింది.

వాణిజ్య శాస్త్రం,భూగోళం, ఖగోళం,గణాంక శాఖ మొదలైనశాఖలవిస్తరణ, కొత్తగా 11 కోర్సులలో పోస్ట్గ్రాడ్యుయేట్ తరగతులు ప్రవేశపెట్టటం ఈ పథకాలలోని ముఖ్యాంశాలు.

శ్రీ గోపాలరావు ఎక్బోటే నేడు జరిగినసెనేట్ సమావేశంలో1961—62కు యూనివర్సిటీ అభివృద్ధి బడ్జెట్ను ప్రతిపాదిస్తూ విశ్వవిద్యాలయ తృతీయ ప్రణాళికకోసం ఎంతోఆశతో ఎదురుచూస్తున్నదని అన్నారు.

సమావేశానికి విశ్వవిద్యాలయం వైస్—ఛాన్సలర్ శ్రీ డి. ఎస్. రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం బడ్జెట్ను ఆమోదించింది.

గణితశాస్త్రశాఖభవనాల నిర్మాణం,అప్లైడ్ జియాలజీకి అదనపు వసతి కల్పించటం ప్రణాళిక మొదటి సంవత్సరం పథకాలలో ఉన్నవి.

ప్లాంట్ ఫిజియాలజీ, అప్లైడ్జియాలజీ, మనస్తత్వ శాస్త్రం, భాషా శాస్త్రాలలో ప్రత్యేకమైన కోర్సులను ప్రవేశ పెట్టే ప్రతిపాదన కూడ పరిశీలనలో ఉన్నది.

విద్యార్థులహాస్టళ్లు, అధ్యాపకులకు క్వార్టర్లు మొదలైన వాటి నిర్మాణంకూడ వచ్చే సంవత్సరంలో ప్రారంభించే ప్రతిపాదన కలదని ఎక్బోటే చెప్పారు.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
1961 ఫిబ్రవరి 27, సోమవారం
ద్వాదశి ప. 12.03 గంటల వరకు
పుష్యమి రా. 3.20 గంటల వరకు
వర్జ్యం: ప. 9–15 నుండి 11–46 వరకు

కడప-కర్నూలు కాలువక్రింద ఆయకట్టు

2.80 లక్షల ఎకరాల మేరకు గత జనవరి నాటికి నిర్ణయం అయినట్టు ప్రకటన

(ఆంధ్రప్రభ విలేఖరి) హైదరాబాద్, ఫిబ్రవరి 26:—

కడప కర్నూలు కాలువక్రింద పోయిన జనవరినెల చివరినాటికి 2,77,776 ఎకరాల మేరకు కడప, కర్నూలు జిల్లాలలో ఆయకట్టు నిర్ణయం పూర్తి అయిందని రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి నేడు ప్రకటించారు.

వెనుక నిర్ణయించిన మేరకు 2.78 లక్షల ఎకరాల వరకు కడప, కర్నూలు కాలువక్రింద నీటి పారుదల ఏర్పాట్లుచేయడానికి ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది.

కర్నూలు జిల్లాలో 1,84,588 ఎకరాలు, కడపలో 9,30,187 ఎకరాలమేరకు ఆయకట్టు నిర్ణయ కార్యక్రమం పూర్తి అయింది.

3.74 కోట్ల రూపాయల ఖర్చుతో 3000 క్యూసెక్కుల ఘన పరిమాణంగల నీరు ప్రవహించడానికి వీలుగా కడప కర్నూలు కాలువకు 75 మైళ్ల మేరవరకు మరమ్మత్తు, అభివృద్ధి పనులు సాగించడానికి ప్రభుత్వం పూనుకొన్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వివరించారు.

75 మైళ్లనుండి 190 మైళ్ల దూరం వరకు పొడవున్న కాలువచివరివరకు దశలవారీగా మరమ్మత్తు కార్యక్రమాలు పూర్తిచేయడానికి ప్రభుత్వం తలపెట్టింది. 75 మైళ్ల దూరం వరకు కాలువలో ఎక్కువ నీరు ఉన్నందున, ఈ నీటిని సక్రమంగా వినియోగించుకోడానికి వీలుగా కాలువ చివర వరకు మరమ్మత్తు పనులు చేయడానికి ప్రభుత్వం నిశ్చయించింది.

కాలువ తలుపులు తిరిగి పునర్నిర్మాణం చేయడానికి, ఇతర మరమ్మత్తు పనులకు 2.80 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదు.

ఈ పనులు అన్నీ పూర్తికాగానే ఆయకట్టు నిర్ణయం మేరకు నీటిపారుదల సౌకర్యాలను పూర్తిగా కల్పించడానికి వీలుకాగలదు.

అంతేకాదు. మరమ్మత్తు, అభివృద్ధి పనులు పూర్తి అయిన తరువాత కాలువ చివర ప్రాంతాలకు గూడా నీరు సమృద్ధిగా అందగలదని ప్రభుత్వ ప్రతినిధి స్పష్టంచేశారు.

అదనపు ఆయకట్టు భూమి

కడప—కర్నూలు కాలువ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి అయిన తరువాత రెండులక్షల ఎకరాల మేరకు అదనంగా ఆయకట్టు భూమికి నీరు అందజేయడం ఏమంత ఇబ్బంది కాదు. తుంగభద్ర దిగువ కాలువక్రిందవలె కాకుండా, కడప—కర్నూలు కాలువక్రిందకొత్త ఆయకట్టు భూమికి నీటిపారుదల సౌకర్యాలు కల్గించడం అంత చిక్కులతో కూడుకొన్న పనికాదు.

కడప—కర్నూలు కాలువక్రింద అనేక సంవత్సరాలుగా నీటిపారుదల సౌకర్యాలకు రైతులు అలవాటుపడ్డారు. ఈ ప్రాంతంలో రైతులు చాలాకాలంగా మాగాణి వ్యవసాయానికి అలవాటు పడ్డారు. తుంగభద్ర ఎగువ కాలువక్రింద యీ అలవాటు లేనందున కొత్త భూములకు నీటి పారుదల సౌకర్యాలను కలిగించేటప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.

ఆయకట్టును విస్తృతంచేసి, సత్ఫలితాలను సాధించడానికి వీలుగా మూడు సంవత్సరాలలో అంచెలవారీగా పూర్తిచేయడానికి 13 పథకాలను తయారు చేయడం జరిగింది. కొన్ని పథకాలను ఇప్పటికే మంజూరు చేశారు. మరికొన్ని పథకాలు పరిశీలనక్రింద ఉన్నాయి.

ఈ పథకాలను అనుసరించి రైతులకు అప్పులను మంజూరు చేశారు. ప్రధానంగా భూమిని నీటిపారుదలకు అనుగుణంగా మిట్ట పల్లాలను సమపక్షం చేయడానికై ఈ అప్పులను మంజూరు చేయడం జరిగింది. ఈ 13 పథకాలలో మరొక పథకం క్రింద మాగాణి వ్యవసాయం గురించి, పంటల పద్ధతి గురించి ప్రచారం చేయడానికి ప్రత్యేకంగా కొందరు వ్యవసాయోద్యోగులను నియమిస్తారు.

మరొక పథకాన్ని అనుసరించి రైతులకు, యువకులకు నవీన వ్యవసాయ పద్ధతులలో శిక్షణ యివ్వడానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తారు. పశుగణాభివృద్ధి పథకంకూడా ఇందులో ఒకటి ఉంది.

ఈ ఆయకట్టు ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి పరచడానికికూడా ఒక పథకాన్ని రూపొందించారు. వ్యవసాయోత్పత్తులను మార్కెట్‌కు చేరవేయడానికి వీలుగా రోడ్లను నిర్మిస్తారు.

ఆయకట్టు ప్రాంతాలలో పశువుల మేతకు గడ్డి, పచ్చి ఆకు ఎరువుగా పండించే పొలాలకు కొరత ఉండదు.

కడప—కర్నూలు కాలువ ప్రాంతంలో పంచదార, నూలు మిల్లులను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ఇంతవరకు కాలువ మరమ్మత్తు పనులు పూర్తికాలేదు. ఇక పోతే కాలువ పునర్నిర్మాణానికి, ఆయకట్టు ప్రాంతం అభివృద్ధికి అవసరమైన భూమి స్వాధీనం కార్యక్రమాలు పూర్తి కాలేదు. 397 మైళ్ల ప్రాంతంలో మాత్రమే భూమి స్వాధీనం పనులు పూర్తి అయ్యాయి. కాని 2000 మైళ్ల ప్రాంతంలో భూమి స్వాధీనం పనులు కావలసి ఉంది.

ప్రత్యేకంగా భూమి స్వాధీనం కార్యక్రమాలను పూర్తిచేయడానికి ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది.

'సహజీవనసూత్రమే ఇప్పుడు శరణ్యం'

శ్రీ కృష్ణమీనన్ ఉద్ఘాటన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25:—

ఏ కూటమితోను చేరని విదేశాంగ విధానం వల్ల ఇండియా ప్రతిపత్తి విదేశాలలో పెరిగినదని రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ ఇక్కడ ఒక సభలో ప్రసంగిస్తూ అన్నారు.

దేశంగా ఇండియా మనగలగాలంటే, అది సహజీవనసూత్రంపై, ఇరుగుపొరుగులపట్ల చెలిమిచేస్తూ వుండాలని ఆయన అన్నారు.

అణ్వస్త్రాలు సన్నద్ధమైన ఈ యుగంలో మానవజాతికి, సహజీవనయాత్ర తప్ప గత్యంతరం లేదని, పాంథిక ఆర్థిక వ్యవస్థలు విభిన్నమైనవన్నంత మాత్రాన ఏ రెండుదేశాలు కలహించుకోనక్కరలేదని, సహయాత్ర చేయవచ్చుననేసూత్రం యిందులో గర్భితమై వున్నదని ఆయన అన్నారు.

ఢిల్లీలో అగ్నిప్రమాదం

ముగ్గురు పిల్లల మరణం

ఢిల్లీ, ఫిబ్రవరి 26:—

ఎ. యస్. ఎ. నాడవద్ద ఒక గుడిసెకు నిప్పు అంటుకుని నిద్రిస్తున్న ముగ్గురు పిల్లలు నిన్న ఇక్కడ మరణించారు. పనికిపోయిన తల్లిదండ్రులు అప్పటికి ఇంటికి చేరలేదు. పిల్లల పడుకున్నచోట పెట్టిన దీపానికి బట్టలు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిసింది. వెంటనే గుడిసె దగ్ధమయింది. పిల్లలు చనిపోయారు. ప్రక్కనున్న రెండు గుడిసెలు కూడా తగలపడిపోయాయి.

నేతాజీ సుభాస్‌చంద్రబోస్ కుమార్తె కుమారి అనితాబోస్ శుక్రవారంనాడు మద్రాసుకు వచ్చినప్పుడు విమానాశ్రయంలో పౌరులు ఆమెకు స్వాగతమిచ్చినప్పటి చిత్రం

'నిగ్రహం, నిజాయితీ దేశ పత్రికల లక్ష్యం'

అంతర్జాతీయ పత్రికా ప్రదర్శనంలో శ్రీ అశోక్‌సేన్ అభిభాషణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:—

ఇండియాలో పత్రికలు ఎంతో నిజాయితీతోను, ఆత్మసంయమనంతోను తమ విధులను నిర్వర్తించడం గర్వింపదగిన విషయమని భారత ప్రభుత్వ న్యాయశాఖామాత్యులు శ్రీ ఆశోక్‌సేన్ నేడిక్కడ అంతర్జాతీయ పత్రికా ప్రదర్శనాన్ని ప్రారంభిస్తూ ప్రశంసించారు.

ఇండియాలో పత్రికా స్వేచ్ఛ ఒక్క రాజ్యాంగరీత్యా మాత్రమే కాక, సాంప్రదాయానుబద్ధంగా కూడా సర్వవిధాలా పరిరక్షింపబడుతూ ఉన్నదని న్యాయమంత్రి అన్నారు.

పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికి, అవి తమ హద్దులనూ, పరిమితులనూ గుర్తెరిగి, తమ బాధ్యతలనూ, విధులనూ నీతితో, నిజాయితీతో, చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నవని శ్రీ అశోక్‌సేన్ అభిభాషించారు.

డెబ్బైరెండు దేశాలకు చెందిన రెండువేల పత్రికలు అంతర్జాతీయ పత్రికా ప్రదర్శనంలో ప్రదర్శితములైనాయి.

అఖిల భారత సంపాదకుల మహాసభ ఆధ్వర్యాన ఈ ప్రదర్శన ఏర్పాటుచేయబడింది.

మహాసభ అధ్యక్షుడు శ్రీ సి. కె. భట్టాచార్య న్యాయమంత్రికి స్వాగతం చెప్పారు.

తాజా వార్తలు

సమితి, న్యూయార్క్, ఫిబ్రవరి 26:—

కాంగోలో అంతర్యుద్ధాన్ని పురిగొల్పుతూ ఉన్నది సమితి ప్రతినిధి శ్రీ దయాళ్ అని ప్రెసిడెంట్ కసావుబూ నేడు ఆరోపించారు.

ఈ విషయంలో ఆయన శ్రీ దయాళ్‌కు ఒక లేఖ కూడా వ్రాశారు.

లులువాబర్గ్‌పై లుముంబా పక్షం సేనల పురోగమనాన్ని కాని, ఇకేలాకు తమ సేనల పురోగమనాన్ని కాని, సమితి సేనలు ఆపుచేయలేకపోయినవని కూడా ఈలేఖలో శ్రీ కసావుబూ పేర్కొన్నారు.

•

రాబట్, ఫిబ్రవరి 26:—

మొరాకో రాజు మహమద్ నేటి మధ్యాహ్నం 4—40 నిమిషాలకు మరణించారు.

మహమ్మద్ రాజు వయస్సు 51 సంవత్సరాలు. రాజుకు ఆపరేషన్‌చేస్తూ ఉండగా ఆయన మరణించారని యువరాజు మౌలా హసన్ మొరాకో రేడియోలో ప్రకటించారు.

మొరాకోరాజు ఐదవ మహమ్మద్ మరణానంతరం యువరాజు మౌలే హసన్ రాజ్యాధికారం స్వీకరించినట్లు నేటిరాత్రి ప్రకటించ బడింది.

•

సిల్చార్, ఫిబ్రవరి 26:—

అస్సాం సరిహద్దు ప్రాంతంలో నాగ విద్రోహుల దుశ్చర్యల ఫలితంగా నిన్నరాత్రి 8గంటలకే ఇక్కడకు చేరుకోవలసిన రైలు నేటి ఉదయం 10 గంటలకు వచ్చినదనీ, రైలులోని మెయిల్ వ్యాన్‌కు ఇరువైపుల ఒకడజను తుపాకి గుండ్ల తూట్లు వున్నవనీ అధికార పూర్వకంగా తెలియవస్తున్నది.

•

కరాచీ, ఫిబ్రవరి 26:—

నిన్న కరాచీలోని భారత రాయబార కార్యాలయంపై దుండగులు దాడిజరిపి, అపారమయిన నష్టాన్ని కలుగజేసినందుకు భారతప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి తన తీవ్ర ఆక్షేపణను తెలియజేసింది.

రాయబార కార్యాలయ భవనానికీ, మోటారు కార్లకు, అందలి వుద్యోగులకు, నష్టపరిహారాన్ని యివ్వాలని భారత ప్రభుత్వం కోరినట్లు తెలుస్తున్నది.

బావుల త్రవ్వకానికై అదనంగా 3 లక్షలు

తెలంగాణాలో 4 డివిజన్లకు కేటాయింపు

హైదరాబాదు, ఫిబ్రవరి 26:—

కొత్త బావుల సబ్సిడీ పథకానుసారంగా, కొత్తగా నాల్గువందల బావులను త్రవ్వడానికై ఈ ఏడు అదనంగా మూడులక్షల రూపాయలు నాలుగు కేంద్రాలకు పంచి యివ్వబడ్డాయి.

ఒక్కొక్క డివిజన్‌లో నూరు బావులచొప్పున త్రవ్వడానికై ఈ ధనాన్ని, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, నగర్‌కర్నూల్, గద్వాల్‌లకు అంద చేయ బడింది.

ఇదివరకటి కేటాయింపులను ప్రస్తుతం మంజూరయిన ధనాన్ని పూర్తిగా బావుల త్రవ్వకానికై వినియోగించవలసినదిగా మహబూబ్‌నగర్ కలెక్టర్, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్లకు ఆదేశ మిచ్చారు.

వారణాసి, ఫిబ్రవరి 26:—

బ్రిటిష్‌రాణి ఎలిజబెత్‌కు బెనారస్ జరీ పట్టువస్త్రాలు ఇక్కడ బహూకరించారు.

శ్రీ పట్టం తానుపిళ్లై

కేరళ ప్రజాసోషలిస్టుపార్టీ అధ్యక్షులుగా తిరిగి ఎన్నిక

ఎర్నాకులం, ఫిబ్రవరి 26:—

కేరళ ముఖ్యమంత్రి శ్రీ పట్టంతానుపిళ్లై తిరిగి కేరళ ప్రజా—సోషలిష్టుపార్టీ అధ్యక్షులుగా నిన్నరాత్రి జరిగిన సమావేశంలో ఎన్నికైనారు. శ్రీ ఆర్. శ్రీధరన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు.

లఘు పరిశ్రమలకు ముడిపదార్థాలసరఫరా

ఆంధ్ర ప్రభుత్వంచే ఆరు డిపోల స్థాపన

హైదరాబాద్, ఫిబ్రవరి 26:—

అరుదుగా లభించే ముడిపదార్థాలను, కంట్రోలు విధించబడిన ముడిపదార్థాలను సేకరించి, లఘుపరిశ్రమలకు అందజేయడానికి రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక ఎస్టేట్లలో ఆంధ్ర ప్రభుత్వం ఆరు డిపోలను స్థాపించింది.

ఒక ప్రభుత్వ ప్రతినిధి పైవిషయాన్ని పత్రికా విలేఖరులకు తెలిపారు.

ముఖ్యంగా లఘుపరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థం ఉక్కు-ఆసి, రాష్ట్రాలకు ముడిపదార్థాల కేటాయింపులు పరిమితంగా ఉన్న కారణాన ఈ ముడి పదార్థాల డిపోలను రిజిష్టర్డు నిల్వదార్లుగా నియమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం గైకొనడం అవసరమని ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.

గత రెండు సంవత్సరాలలోనూ రాష్ట్రంలో లఘుపరిశ్రమల సంఖ్య 300 కు పెరిగినందువలన, వాటి అవసరాలను తీర్చడానికి ఎక్కువ రిజిష్టర్డు నిల్వదార్లను నియమించవలసిన అవసరం ఏర్పడినదని కూడా ఆయన చెప్పారు.

ఖాట్మండుకు బ్రిటిష్ రాజదంపతుల రాక

నేపాలులో నాలుగురోజులు అధికారపర్యటన జరిపే నిమిత్తం

ఖాట్మండు, ఫిబ్రవరి 26:—

నేపాల్ నాలుగురోజులు అధికార పర్యటన జరిపేనిమిత్తం బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఎడింబరో ప్రభువు, భారత పాకిస్తాన్ దేశాల పర్యటన ముగించుకొని వారణాసినుంచి నేడిక్కడకు విమానంలో విచ్చేశారు. నేపాల్‌రాజు మహేంద్ర, రాణి రాజ్యలక్ష్మీదేవి వారికి విమానాశ్రయంలో స్వాగతమిచ్చారు.

పతాకాలతో, రంగురంగుల తోరణాలతో శోభాయమానంగా అలంకరించబడిన నగరవీధుల గుండా ఎలిజబెత్‌రాణి శ్రీ మహేంద్రతో కలిసి రాజధాని కేంద్రప్రదేశానికి కారులో వెళ్లారు.

బ్రిటిష్‌రాణి పర్యటనలో నేపాల్‌లో బందోబస్తు చర్యలు

ఖాట్మండూ, ఫిబ్రవరి 26:—

నేటి నుంచి జరుగనున్న బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ నేపాల్ పర్యటన సందర్భంగా బందోబస్తుకోసం నూరు మందికి పైగా చెడునడత గల వారిని అరెస్టు చేశారు.

వారణాసినుంచి నేపాల్‌కు రాజదంపతుల ప్రయాణం

వారణాసి, ఫిబ్రవరి 26:—

బ్రిటిష్‌రాణి ఎలిజబెత్, ఎడింబరో ప్రభువు నేటితో భారత పర్యటనను ముగించుకొని, నేపాల్‌తో నాలుగురోజులపాటు ఆధికారపర్యటన జరిపేనిమిత్తం ఇక్కడనుంచి ఖాట్మండుకు విమానంలో బయలుదేరి వెళ్లారు.

రాజదంపతులు ఖాట్మండూనుంచి మార్చి 1వ తేదీన ఢిల్లీకితిరిగివచ్చి, ఆ మరునాడు టెహరాన్‌కు బయలుదేరి వెళ్తారు.

నేటి ఉదయం రాజదంపతులు సారనాథ్‌కు కారులో వెళ్లారు. భారత మహాబోధిసంఘం స్థాపించిన ముల్గంధకుటీ విహారానికి వారు చేరగానే గంటలు మ్రోగించబడినాయి. అక్కడి బౌద్ధభిక్షువులు ప్రార్థనలు చదివారు.

బౌద్ధసన్యాసినిగా మారిన ఆంగ్లేయస్త్రీ వజరాను రాణికి పరిచయం చేశారు.

బుద్ధ భగవానుని స్వర్ణప్రతిమ ఎదుట రాజదంపతులు భక్తిపురస్సరంగా నాలుగు నిమిషాలపాటు మౌనంగా నిలబడ్డారు.

బ్రిటిష్‌రాణికి విజయా విందు

వారణాసి, ఫిబ్రవరి 26:—

విజయా, విజయనగరం మహారాజకుమార్ నిన్న సాయంత్రం బ్రిటిష్‌రాణి ఎలిజబెత్‌కూ ఆమె భర్త ఎడింబరో ప్రభువుకూ రాజ లాంఛనాలతో విందుచేశారు. ఈ విందుకు ఆంధ్ర ఆరోగ్యమంత్రి శ్రీ పి. వి. జి. రాజు కూడా హాజరైనారు.

శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అస్తమయం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26—

కథానిక రచనలో ప్రఖ్యాతి పొందిన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు నిన్న సాయంకాలం స్వర్గస్థులయారని తెలుపడానికి విచారిస్తున్నాము. వీరి వయస్సు 72సంవత్సరాలు.

శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రసిద్ధ కథా రచయిత. సంస్కృతాంధ్ర భాషా కోవిదులు. 1921లో 'ప్రబుద్ధాంధ్ర' పత్రికను స్థాపించి, అనేక కథలను, విమర్శలను ప్రకటించారు. వీరు అనేక కథలను, నవలలను, నాటకాలను రచించారు. వ్యావహారిక వచనంలో శ్రీమద్రామాయణాన్ని రచించారు. 1891 ఏప్రిల్ 23వ తేదీని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకాలోని పొలమూరులో వీరు జన్మించారు.

ఒరిస్సా మంత్రివర్గం రద్దుచేస్తూ గవర్నర్ ఉత్తర్వు

భువనేశ్వర్, ఫిబ్రవరి 26:—

ఒరిస్సా మిశ్రమ మంత్రి వర్గాన్ని రద్దుచేస్తూ ఒరిస్సా గవర్నరు ఒక ఉత్తరువు జారీ చేశారు. నిన్నరాత్రి రాష్ట్రపతి ప్రకటనసూలనుసరించి ఈ ఉత్తరువు జారీచేయబడింది.

కరాచి, ఫిబ్రవరి 26:—

పాకిస్తాన్‌లో పెట్రోలు గనుల త్రవ్వకానికి సహాయపడడానికై నిన్న యిక్కడకు ఇద్దరు సభ్యులతోకూడిన సోవియట్ నిపుణుల ప్రతినిధి వర్గం వచ్చింది. ఈ ఉభయదేశాలు ఈ విషయమై ఒక ఒప్పందం చేసుకొంటాయి.

'మన దేశమే మన గృహం'

లక్నో, ఫిబ్రవరి 26:—

ఇంటిని చక్కదిద్దడంలోనే కాక, ఇండ్లను కట్టియివ్వడంలో భారత మహిళలు ముందంజ వేస్తున్నారనడానికి నిదర్శనంగా, రూర్కీ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో పన్నెండుగురు విద్యార్థినిలు విద్యాభ్యాసం చేస్తున్నారు. మీ విద్యాలక్ష్యమేమిటని ఒక విద్యార్థినిని ప్రశ్నించగా ఆమె ఇలా సమాధాన మిచ్చింది: "నేను గృహ నిర్మాణాల యింజనీరు కావడమే నా లక్ష్యం. మేము గృహాలను నిర్మించ గలిగినట్లయితే మనదేశంలో బ్రిడ్జిలు, ప్రాజెక్టులుకూడా నిర్మించ గలుగుతాము. మనదేశంలో గృహ నిర్మాణ కార్యకలాపాలలో పాల్గొనడానికి మేము యువకులతో పోటీపడ ఉత్సాహపడుతున్నాము. మన దేశం మనజాతి నివసిస్తున్న ఒక గృహం వంటిది." ఈ విద్యార్థినిలు పంజాబ్ కేరళ రాజస్థాన్‌లకు చెందినవారు.

గ్రామాలలో వైద్య విద్యార్థుల సేవ

ప్రధాని నెహ్రూ ఉద్బోధ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26—

వైద్యవిద్యార్థులు చదువు పూర్తిచేసి డిగ్రీపుచ్చుకొన్న వెంటనే సరాసరి గ్రామీణప్రాంతాలకు వెళ్లి "కనీసం కొంతకాలమైనా" అక్కడి ప్రజలకు సేవచేయాలని ప్రధాని నెహ్రూ నేడిక్కడ ఉద్బోధించారు. వైద్యంలో డిగ్రీపొందిన ప్రతి ఒక్కనికీ భారతీయ గ్రామంయొక్క స్వరూపం దృష్టిలో వుండాలనీ, అదే అతని గమ్యస్థానమనీ ఆయన ఉద్ఘాటించారు.

ఒక కోటి రూపాయలు ఖర్చుకాగల మౌలానా ఆజాద్ వైద్యకళాశాల నూతన భవనం ప్రథమ బ్లాకుకు నేడిక్కడ ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో ప్రసంగిస్తూ శ్రీ నెహ్రూపై విధంగా ఉద్బోధించారు.

వైద్య విద్యార్థులు చదువు ముగిసిన వెంటనే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సేవచేయాలన్న విషయమై ఏదైనా శాసనం రూపొందించబడితే అందుకు వారు సిద్ధంగా వుండాలని ఆయన అన్నారు.

"ఈనాడు మనదేశంలో ప్రతి ఒక్కరూ ఉన్నతవిద్యను అభ్యసించడానికి తగు అవకాశాలు లేవు. అట్టి అవకాశం లభించి, ఉన్నత విద్యను పొందగలిగినవారు సంఘానికి ఎంతో ఋణపడి ఉంటారు. ఆఋణాన్ని తీర్చుకొనే మార్గం ఒక్కటే వుంది—సంఘంలో నిర్లక్ష్యంగా చూడబడుతున్న వర్గాల ప్రజలకు సేవచేయడమే" అని శ్రీ నెహ్రూ వ్యాక్యుచ్చారు.

50 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించబడిన ఈ బ్లాకులో లేబరేటరీలు, ఉపన్యాస మందిరాలు ఏర్పాటు చేయబడుతాయి. ఈ కళాశాల 1958 లో స్థాపించబడింది.

సమాధానం ఇవ్వడంలో ప్రభుత్వ నిరక్ష్యం

రాష్ట్ర శాసనసభలో శ్రీ ప్రగడ కోటయ్య ప్రస్తావన

హైదరాబాద్, ఫిబ్రవరి 26:—

లేఖలకు సమాధానం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని నిన్న శాసన సభలో శ్రీ ప్రగడ కోటయ్య ఇలా చెప్పారు:

"మూడు సంవత్సరాల క్రిందట, ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్ళు, తదితర సంస్థలలో దంపుడు బియ్యం వాడవలసిందిగా సూచనచేస్తూ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాశాను. ఇంతవరకు సమాధానం లేదు. వ్రాసిన ఎన్నో రిమైండర్లకు అందాయని కూడా సమాధానం లేదు."

మంగళగిరిలో లారీ ప్రమాదం

పోలీసు కానిస్టేబుల్ మృతి

(మన విలేఖరి)

మంగళగిరి, ఫిబ్రవరి 26:—

మంగళగిరి పెదవడ్లపూడి రోడ్డులో మిద్దె ఆంజనేయస్వామి గుడి సమీపమున నిన్నరాత్రి జరిగిన లారీ ప్రమాదంలో ప్రకాశం అనే పోలీసు కానిస్టేబుల్‌కు బలమైన గాయాలు తగిలి గుంటూరు జనరల్ ఆస్పత్రిలో మరణించాడు. పోలీసులు లారీని, డ్రైవరును కస్టడీలోకి తీసుకున్నారు.

మదరాసు, ఫిబ్రవరి 26:—

మద్రాస్ రాష్ట్రంపేరును తమిళనాడ్‌గా మార్చి వేయాలని ఇటీవల ఆందోళన ప్రారంభించిన తమిళ అరసుకజగం కార్యనిర్వాహక వర్గం సమావేశమై, తన ఆందోళనోద్యమాన్ని ఉపసంహరించుకొందుకు నేడు నిర్ణయించుకొన్నది.

కేంద్ర విద్యాశాఖచే ఐదు గ్రంథాలకు అదనపుబహుమతులు

ప్రజా సాహిత్యాన్ని ప్రోత్సహించే పథకంక్రింద రెండు తెలుగు గ్రంథాలకు బహూకృతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:—

ప్రజా సాహిత్యాన్ని ప్రోత్సహించే పథకం క్రంద భారత ప్రభుత్వం నిర్వహించిన యువ రచయితల గ్రంథాల పోటీలో ఈ క్రింది ఐదుగురు రచయితలకు అదనంగా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున బహుమతులను ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించినది.

భాష:	గ్రంథం:	రచయిత:
హింది	వనసంపద	రామచంద్ర తివారీ
బెంగాలీ	ఆజబ్‌కాల్	దేవదాస్ దాస్‌గుప్త
తెలుగు	చెట్టు—చేమ	టి. రామచంద్రరావు
తెలుగు	ఆపద్బాంధవులు	సామ్రాజ్యం శ్రీనివాస రావు
ఒరియా	ప్రగతి పథే భారత	అధిరాజమోహన్ సేనాపతి

వివిధ భారతీయభాషలనుంచి పోటీకివచ్చినవాటిలో 39 ప్రచురిత గ్రంథాలకు, వ్రాత ప్రతులకు ఒక్కొక్కదానికి 500 రూపాయల చొప్పున ఇంతకు ముందే విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇవికాక ఒక గ్రంథం తాలూకు ప్రచురణ హక్కులను కొనడానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈపథకం క్రింద ఈ 40 గ్రంథాలలోనూ 5 గ్రంథాలు అదనంగా ఒక్కొక్క దానికి 500 రూపాయల చొప్పున బహూకరించడానికి అర్హమైనవని విద్యాశాఖ నిర్ణయించింది.

హైదరాబాదు, ఫిబ్రవరి25—

రాష్ట్రంలో సహకారబ్యాంకుల సిబ్బంది కష్టాలను చర్చించడానికి లేబర్ కమీషనర్ ఫిబ్రవరి 28న ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.

అతివాద పార్టీల సమష్టి కార్యక్రమం

ఎన్నికలలో సమైక్యతతో పోటీచేయడానికి నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:—

ఒక సమష్టి కార్యక్రమంపై మున్ముందు ఏకీకరణ కావడానికి నాందిగా, కమ్యూనిస్టుపార్టీ ప్రజాసోషలిస్టు పార్టీలు మినహాగా, తక్కిన అతివాద పార్టీలు, ఒక ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకొని, వచ్చే జనరల్ ఎన్నికలలో పోటీచేయడానికి నిర్ణయించుకొన్నాయి.

దీనిలో, రివల్యూషనరీ సోషలిస్టుపార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, మహా గుజరాత్ పరిషత్, మహారాష్ట్ర ఆంధ్రలలో వున్న వర్కర్స్ అండ్ పెజెంట్సు పార్టీలు కలవు.

ఎన్నికల సంఘంచే రాష్ట్ర పార్టీలుగా గుర్తింపబడిన పార్టీలన్నీ, తమ తమ రాష్ట్రాలలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, కలిసి కట్టుగా పోటీ చేస్తాయి. కార్యక్రమాన్ని నిర్ణయించడంకోసం ఈ పార్టీల ప్రతినిధులు వచ్చే ఏప్రియల్‌లో సమావేశ మవుతారు. ఈలోపున ఢిల్లీలో వచ్చే సోమవారం ఆ యా, పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు కలుసుకొంటారు. సాధారణ ఎన్నికల అనంతరం ఈ పార్టీలన్ని ఏకమై ఒకే పార్టీగా వ్యవహరిస్తాయట. త్రిదిబ్ కుమార్ చౌదరి, అరబిందూఘోషాల్, ఇందులాల్ యాజ్ఞిక్‌లు, సంప్రతింపులు జరిపారు.

కులమతతత్వాల పెరుగుదల

సమాచారసేకరణకై కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25:—

దేశంలో కులమతతత్వాలు ఎలాగ వేరూనినదీ, మతశక్తుల ప్రాబల్యం ఎంతవరకు వున్నదీ ఏయే రాజకీయ తదితరసంస్థలు, వీటిని ఆసరాగా చేసుకొని కాలక్షేపం చేస్తున్నదీ సమాచారం సేకరించడానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నియమించిన కమిటీ, నేటి సమావేశంలో నిర్ణయించుకొన్నది.

ఈ సమాచారాన్ని ఆధారంగా తీసికొని కులమతతత్వాల పెరుగుదలకు, ఆసంస్థలు ఎంత వరకు బాధ్యత వహిస్తున్నాయో తెలుసుకుంటుంది. పార్లమెంటు బడ్జెటు సమావేశానికి ముందుగానే కమిటీ, తన నివేదికను సమర్పిస్తుంది.

బొంబాయికెర్బురేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 26:—

బొంబాయిలో బుధవారం రాత్రి10 గంటలకు వున్న కెర్బు రేట్లు:—

టాటా స్టీల్ ఆర్డి.	149.25
ఇండియన్ ఐరన్	25.05
హింద్ మోటార్స్	20.80
సెంచరీ	499.00
నేషనల్ రేయాన్	514.00
టెల్కో	311.00
ప్రత్తి జరిల్లా ఏప్రిల్	573.50
బంగారం :—	121.70
వెండి:	206.20
ఆముదాలు మే	172.75

తంతి తపాలాశాఖ—మద్రాసు సర్కిల్

ఇండియన్ ఇంటర్మీడియేట్ లేదా దానికిసమానమైన పరీక్షలో తెచ్చుకున్న మార్కుల ప్రాతిపదికమీద తంతి తపాలాశాఖలో, రు. 180—10—290—ఇబి—15—380 స్కేలులో, ఇంజనీరింగు సూపర్‌వైజర్లుగాను, రు. 150—5—160—8—240—ఇబి—8—280—10—300 స్కేలులో వైర్లెస్ ఆపరేటర్లుగాను నియమించేనిమిత్తం కొంతమంది అభ్యర్థులను సెలెక్టుచేసుకొనడానికి ఉద్దేశింపబడింది. వయస్సు: ఇంజనీరింగు సూపర్‌వైజర్ల, వైర్లెస్ ఆపరేటర్ల ఉద్యోగములకు 1—1—60 తేదీ నాటికి కనీసం 18 సం. లు అయితే — 24 సం. ల లోపు.

నోటు: షెడ్యూల్డు కులాలకు —జాతులకు చెందిన అభ్యర్థుల విషయంలో గరిష్ఠ వయఃపరిమితి 5 సం. ల. వరకు సడలింపబడును. నిర్వాసితులకు, ఫ్రెంచి ప్రాంతవములు, అండమానులు, నికోబార్ దీవులలోని మాజీనివాసులకు కూడా రూల్సు ప్రకారం వయస్సులో సడలింపు చేయబడును.

విద్యార్హతలు: ఇండియన్ యూనివర్సిటీ ఇంటర్మీడియేట్ లేదా దానికి సమానమైన పరీక్ష—ప్యాసు అయి లెక్కలు, ఫిజిక్సులో 40 శాతం తక్కువ కాకుండా లేదా 3 సం. డిగ్రీ కోర్సులో మొదటి సంవత్సరం జయప్రదంగా పూర్తిచేసిన అభ్యర్థుల విషయంలో పై రెండు సబ్జక్టులలో దేనియందైనను 40 శాతము మార్కులు తెచ్చుకొని ఉండవలెను. లేదా ఆయా రిక్రూటుమెంట్ రూల్సులో నిర్ణయించిన ప్రకారం యింజనీరింగులో డిప్లమో పొంది వుండవలెను.

ఖాళీలు	బయటి అభ్యర్థులలోనుంచి (షె/కులాలకు, షె/జాతులకు రిజర్వు చేయబడిన అభ్యర్థులతో సహా) సెలెక్షన్‌ద్వారా యింజనీరింగు సూపర్‌వైజర్ల కేడరులో భర్తీచేయబడు	బయటి అభ్యర్థులలోనుంచి (షె/కులాలకు షె. జాతులకు రిజర్వు చేయబడిన అభ్యర్థులతో సహా) సెలెక్షన్‌ద్వారా వైర్‌లెస్ ఆపరేటర్ల కేడరులో భర్తీచేయబడు ఖాళీలు.
అస్సాం	4	12
బీహార్	8	2
బొంబాయి	115	29 (టెడి. సర్కిల్ కలుపుకుని)
మద్రాసు	82	—
మైసూరు	4	—
ఆంధ్ర	24	—
పంజాబ్	35	
రాజస్థాన్	8	6
యు. పి.	లేదు	
పశ్చిమ బెంగాల్	53	
ఒరిస్సా	—	20
సెంట్రల్	2	

పై ఖాళీలేకాక, ఈ సెలెక్షన్‌లోనుంచి దిగువ తెలిపిన ప్రకారం టెక్నికల్ అండ్ డెవలప్‌మెంట్ సర్కిలుకు ఖాళీలు భర్తీచేయబడును. దరఖాస్తులు ఆయాసర్కిలుకు సంపుకొనవలెను. టి అండ్ డి సర్కిలులో పనిచేసే ఇంజనీరింగు సూపర్‌వైజర్లకు, జీతము, యితర అలవెన్సులతో పాటు ఇంటి అద్దె అలవెన్సుగాని, దానికి బదులు ఉచిత నివాస వసతిగాని యివ్వబడును.

మద్రాసు: 7, ఆంధ్ర—6, బొంబాయి—6, సెంట్రల్—6, మైసూరు—7.

నోటీసు యివ్వకుండ ఖాళీల సంఖ్య మార్పు చేయబడవచ్చును. దరఖాస్తులు అందుకు సంబంధించిన పేపర్సుతో 1—4—61 లోగా ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజికి చేరవలెను. కావలసినచో, అభ్యర్థులు ఎంప్లాయిమెంటు ఎక్స్‌చేంజిద్వారా పంపిన దరఖాస్తుతోపాటు అదనముగా సరాసరి ఒక దరఖాస్తును నిర్ణీత ఫారములో పంపవచ్చును. దరఖాస్తు ఫారముల కాపీలు, అందుకు సంబంధించిన పేపర్సు, క్రాసుచేసిన ఇండియన్ పోస్టల్ ఆర్డరుద్వారా ఎనిమిది అణాలు (యాభై నయాపైసలు) చెల్లించి హైదరాబాద్ ఆంధ్ర సర్కిల్, పోస్టుమాస్టర్ జనరల్‌నుంచి గాని, మద్రాసు పోస్టుమాస్టర్ జనరల్ నుంచిగాని, అభ్యర్థి నియమింపబడగోరిన పి అండ్ టి సర్కిల్ ననుసరించి, పొందవచ్చును.

డిపి: 111 (6) 60.

గరీబ్ — ఏమైనా ఖాళీ వుందా?



మేలైన దుస్తులు ధరించిన ఒక పెద్దమనిషి మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు....

ఎవరైన ఉద్యోగి అయివుండాలి. ఆయన ఎక్కడ వున్నాడు?

ఏమి సెలవు? మీకు ఏమికావాలి?

నేను పట్టభద్రుణ్ని. ఉద్యోగంకోసం ప్రయత్నిస్తున్నాను.

హైదరాబాద్ భూమి తనఖాబ్యాంకు అశ్రద్ధ

: x :

అనుబంధ బ్యాంకులకు అప్పు ఇవ్వలేక పోయిందని ప్రణాళికా మంత్రి ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి, 26:—

రాష్ట్రప్రభుత్వం రు. 42 లక్షల మేరకు సౌకర్యం కలుగజేసి నప్పటికీ హైదరాబాద్ (సెంట్రల్) భూమి తనఖాబ్యాంకు, దాని అనుబంధ ప్రాథమిక సంఘాలకు, అప్పులు ఇవ్వలేకపోయిందని ప్రణాళికామంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి ఇవాళ పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

ఈ (సెంట్రల్) భూమితనఖా బ్యాంకుకు ఇచ్చే అప్పుకు, రిజర్వు బ్యాంకికి రాష్ట్ర ప్రభుత్వం రు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు హామీని పెంచిందన్నారు. డిబెంచెర్లపై ఇచ్చే హామీ రు 7.50 కోట్ల నుంచి రు 10 కోట్లకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించిందని కూడా శ్రీ రంగారెడ్డి వివరం చేశారు.

ఆంధ్రా తెలంగాణా ప్రాంతాలలో వ్యవహరిస్తున్న రెండు బ్యాంకులను ఒకే బ్యాంకుగా విలీనం చేసే బిల్లు ఇప్పుడు శాసన సభలలో ఉందన్నారు.

ఈ రెండు బ్యాంకుల ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మంత్రి వివరించారు.

ద్వితీయ ప్రణాళికా కాలంలో రైతులకు సాలీనా ఆరుకోట్ల రూపాయల వరకు అప్పులు ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పించిం దన్నారు.

మూసీ మధ్యరకం నీటిపారుదల ప్రాజెక్టు క్రింద సాగయే భూముల అభివృద్ధికి అప్పులు ఇవ్వడానికి ప్రయోగాత్మక పథకాన్ని ప్రభుత్వం ఇప్పుడే పరిశీలిస్తున్నదని శ్రీ రంగారెడ్డి వెల్లడించారు.

భూమితనఖా బ్యాంకుల ద్వారా దీర కాలిక, తక్కావీ, తదితర అప్పులు ఇస్తారనీ, అయితే రైతులకు అప్పు ఇచ్చే షరతులు కొంతవరకు సడలింప బడతాయని శ్రీ రంగారెడ్డి తెలియజేశారు.

రైతులకు వివిధ కార్యక్రమాలకు అప్పులు ఇచ్చే పద్ధతిని పరిశీలించడానికి సౌరాష్ట్రం వెళ్ళిన సంఘం నివేదికను కొద్ది రోజులలో సమర్పిస్తుందన్నారు.

ఫ్లయింగ్ క్లబ్బుకు ప్రభుత్వ సహాయం

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—

వచ్చే విద్యా సంవత్సరంలో ఫ్లయింగ్ క్లబ్బులో శిక్షణ ఇచ్చేందుకు స్థానిక విమానయాన శిక్షణ క్లబ్బుకు రాష్ట్రప్రభుత్వం ఇరవై ఉచిత విద్యార్థి వేతనాలను మంజూరుచేసింది.

ఆంధ్రప్రదేశ్ యువకులకువిమానయానంలో అభిరుచి కలుగజేసేందుకు ప్రభుత్వం ఉచిత విద్యార్థివేతనం ఇవ్వ నికి నిశ్చయించింది.

ఆంధ్రప్రదేశ్ లో వరి, పత్తిచేలు

క్రిందటిసంవత్సరం విస్తీర్ణంలో తరుగుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—

ఆంధ్రప్రదేశ్ లో క్రిందటి సంవత్సరం వరి, పత్తి వాటిన విస్తీర్ణం చెప్పుకోతగినంతగా తగ్గిందని అధికార లెక్కలవల్ల నిన్న ఇక్కడ తెలిసింది.

1960 నవంబరు మాసాంతం వరకు వేసిన అంచనాల ప్రకారం అంచనావేసిన విస్తీర్ణం, 5,688,800 ఎకరాలు. ఆ క్రిందటిసంవత్సరం ఇదే కాలంలో అంచనా వేసిన విస్తీర్ణం, 6,107,500 ఎకరాలు.

‘శ్రీమతి లక్ష్మీకాంతమ్మకు తాత్కాలిక మంత్రిత్వం’

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—

శ్రీమతి టి. లక్ష్మీకాంతమ్మ (కాంగ్రెసు)నేడు శాసనసభలో కొంతసేపు ‘తాత్కాలిక మంత్రిణి’గా వ్యవహరించింది.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు లేనందున ఆమె సభకు అధ్యక్షత వహిస్తుండగా ఆర్థికమంత్రి తాను బైటికి పోవుచుండుట దిగివచ్చి ప్రసంగనోట్సు తీసికోవలసిందిగా ఆమెను కోరారు.

ఆమె పానెల్‌లోని మరొక సభ్యుడైన శ్రీ పి. సత్యనారాయణను సభాకార్యక్రమాన్ని నడువ వలసిందిగా కోరి, కిందికిదిగివచ్చి ఆర్థికమంత్రి స్థానంలో కూర్చొని నోట్సు వ్రాసికోవటం ప్రారంభించింది.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య లేచి శ్రీమతి లక్ష్మీకాంతమ్మ మంత్రిత్వం తాత్కాలికమైనదేనా అని అడిగారు.

మంత్రి ఆమెను నోట్సు తీసికోవలసిందిగా కోరారనీ, దానిలోతప్పు ఏమీలేదని శ్రీ సత్యనారాయణ అన్నారు.

కొద్దిసేపు ఆయనతర్వాత ఆర్థికమంత్రి సభలోనికి వచ్చినప్పటికీ శ్రీమతి లక్ష్మీకాంతమ్మ సభ వాయిదాపడేవరకు నోట్సు తీసికొంటూనే ఉన్నది.

నేడు బడ్జెట్‌పై సాధారణచర్చ జరిగినప్పుడు చాలవరకు, సభలోఉన్నమంత్రి శ్రీమతిమసూమాబేగం ఒక్కరే.

బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చను కొనసాగించటానికి తిరిగి రేపు సాయంకాలం 5 గంటలకు పార్టీ సమావేశం జరుగుతుందని కార్యదర్శి శ్రీ పి. వి. రాజేశ్వరరావు విలేఖరులకు చెప్పారు.

నేటి సమావేశానికి 78 మంది సభ్యులు హాజరయ్యారని, 10 మంది చర్చలలో పాల్గొన్నారని ఆయన చెప్పారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 25:—

సికిందరాబాద్ కంటోన్‌మెంట్ ఎన్నికలు మార్చి 26న జరుగనున్నాయి. ఏడుస్థానాలకు కాంగ్రెస్‌వాదులు, స్వతంత్రులు దాదాపు ఇరవై అయిదుమంది పోటీచేస్తారనుకుంటున్నారు.

సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టడం లేదు. కాని ఎన్నికలలో జయంపొందినవారిని కాంగ్రెస్ అభ్యర్థులుగా పరిగణించడానికి జిల్లా కాంగ్రెస్ అంగీకరించింది.

లుముంబా హత్యను నిరసిస్తూ తీర్మానం

హైదరాబాద్, ఫిబ్రవరి 24:—

ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కార్యవర్గం మూడురోజులు ఇక్కడ సమావేశమయింది. కాంగో ప్రధానమంత్రి శ్రీ లుముంబా దారుణ హత్యను నిరసిస్తూ ఒక తీర్మానం ఆమోదించారు.

శ్రీ జె. రాధాకృష్ణ రెడ్డి ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు.

ఆర్థికమంత్రి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డి, అటవీశాఖ మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్, శ్రీయుతులు వి.బి. రాజు, జె.వి. నరసింగరావు చర్చలలో పాల్గొన్నారు.

శ్రీయుతులు పురానసింగుఆజాద్, కె. వెంకట్రామరెడ్డి సమావేశంలో మాట్లాడారు.

హిందీతరగతుల సమావర్తనోత్సవం

హైదరాబాద్, ఫిబ్రవరి 22:—

హైదరాబాదులోని విజయనగరకాలనీలో హైదరాబాదు హిందీ ప్రేమీ మండలి పక్షమున జరుగుచున్న హిందీ తరగతుల సమావర్తనోత్సవం శ్రీ కళా అయ్యప్ప శాస్త్రి అధ్యక్షతను జరిగింది. ప్రార్థనా నంతరం మండలి కార్యదర్శి శ్రీ చవాకుల నరసింహమూర్తిగారు స్వాగతం చెప్పారు.

శ్రీ మహాలింగం గారు తమ ప్రారంభోపన్యాసంలో తమకు గల హిందీ ప్రచారానుభవమును వివరించి హిందీ చదువ వలసిన అవసరమును వ్యక్తము చేసిరి. అధ్యక్షులు శ్రీ కే. అయ్యప్ప గారు కాలనీలో జరుగుచున్న ప్రచార కార్యమును ప్రశంసించిరి.

శ్రీ పెమ్మరాజు రామసుబ్బారావు, శ్రీ ఉన్నవ మదనమోహనరావు హిందీ రచనలు చేయవలసిన అవసరమును, ప్రచారాభివృద్ధికి అవసరమగు సూచనలను చేసిరి.

జూదపు మకాంపై పోలీసుల దాడి

హైదరాబాద్, ఫిబ్రవరి 23:—

(చట్టా) జూదపు వ్యాపారంచేసే సంచార దుకాణాన్ని షా యిమాయత్ జంగ్ పోలీసులు పట్టుకున్నారు. అయిదుగురిని అరెస్టు చేశారు.

దాదాపు రు. 50 లు జూదపు వస్తువులు వీరి వద్ద స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెపుతున్నారు.

రష్యాకు టర్కీ సమాధానం

తన రక్షణలకు చర్యతీసుకొనడం విధ్యుక్తమని

అంకారా, ఫిబ్రవరి 25:—

తన భద్రతకు తగు చర్యలు తీసుకొనడం ఏ స్వతంత్ర రాజ్యానికైనా విధ్యుక్తధర్మమని టర్కీ నిన్నరాత్రి రష్యాకు అందజేసిన సందేశంలో టర్కీ పేర్కొన్నది.

టర్కీ భూభాగంలో ఉత్తర అట్లాంటిక్ రక్షణ వ్యవస్థ సైనిక స్థావరాలను నిర్మించుకొంటున్నట్లు వ్యాపించిన వార్తలు నిజమేనా అన్న రష్యా సందేశానికి సమాధానమిస్తూ మిత్రరాజ్యసమితి నియమావళికి అనుగుణంగా తన మిత్రరాజ్యాలు చేస్తున్న ఏర్పాట్ల విషయంలో టర్కీ సహకరించడం సహజమని సోవియట్ రాయబారికి టర్కిష్ విదేశాంగమంత్రి శ్రీ సలీం సర్పర్ అందజేసిన సందేశం తెలుపుతున్నది.

అయితే యిది టర్కీ యితర దేశాలతో సంబంధాలు పెట్టుకొనడానికి ఏవిధంగాను అభ్యంతరకరం కాజాలదని, రష్యాతో యిరుగు, పొరుగు సద్భావపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకొన గోరుతున్నదని కూడా ఈ సందేశం తెలుపుతున్నది.

అట్లాంటిక్ రక్షణ వ్యవస్థ ద్రవ్యంతో టర్కీలో మధ్యరకం రాకెట్లు ప్రయోగించే స్థావరాలు నిర్మించబడుతున్నట్లు టర్కిష్ పత్రికలు ప్రకటించిన వార్తలు ఎంతవరకు నిజమని రష్యా ఈ మాసారంభంలో ప్రశ్నించింది.

ప్రపంచ శాంతికి భంగకరం కాగల సాహసిక చర్యలలో టర్కిష్ నాయకులు పాల్గొనరనే తాను విశ్వసిస్తున్నానని కూడా రష్యా అన్నది.

పెరాగ్వేనుంచి 40 మంది బహిష్కృతి

ఉపాధ్యాయుల సమ్మెను ప్రేరేపించారనే ఆరోపణపై

లాపాజ్, బొలీవియా, ఫిబ్రవరి 25:—

ఉపాధ్యాయులు సమ్మె చెయ్యడంతో ముట్టడి పరిస్థితి ప్రకటించబడిన బొలీవియాలో దేశద్రోహకరమైన చర్యలలో పాల్గొన్నారనే కారణాన 40 మంది రాజకీయవేత్తలు పెరాగ్వేనుంచి బహిష్కరించబడ్డారు.

అలా బహిష్కరించబడినవారిలో ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిలిచిన సీనార్ జొర్జిరియూనా గమారా కూడా వున్నారు.

ఈ రాజకీయవాదులంతా జాతీయ విప్లవోద్యమం సభ్యులు. ప్రభుత్వంనుంచి విడిపోయిన వారు, తీవ్రవాదులు కలసి ఏర్పాటు చేసుకొన్న ఉద్యమం యిది.

ఈ ఉద్యమానికి చెందిన 50 మంది రాజకీయవాదులపై మంగళవారం నాడు ప్రారంభమైన ఉపాధ్యాయుల సమ్మెను ప్రేరేపించారనే ఆరోపణ జరిగింది. విప్లవోద్యమ నాయకుడు మాజీ విదేశాంగమంత్రి సీనార్ వాల్టర్ గువేరా అర్జేను అరెస్టు చెయ్యడానికి ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

లావోస్ లో అమెరికా కుట్ర

చెన్ యీ విమర్శ

టోకియో, ఫిబ్రవరి 25:—

లావోస్‌ను మరొక కాంగోగా మార్చడానికి అమెరికా కుట్ర పన్నుతున్నదని చైనా విదేశాంగ మంత్రి మార్షల్ చెన్‌యీ నిన్న ఆరోపించారు. పెకింగ్‌లోజరిగిన సభలో ప్రసంగిస్తూ, లావోస్‌లో చట్ట విరుద్ధంగా ఏర్పడిన ప్రిన్స్ బౌనోం మితవాద పక్ష ప్రభుత్వాన్నిచట్టసమ్మతం చేయుడానికీలుగా బర్మా, మలయా, కంబోడియాలవంటి దేశాలతో పరిశీలకబృందాన్ని ఏర్పాటు చేయాలని లావోస్‌రాజ ప్రతిపాదనచేశారని ఈ సూచనను అందుకేఅమెరికా బలపరుస్తున్నదనీ, చెన్‌యీ విమర్శించారు.

1954 లో జరిగిన జినీవా సమావేశాన్ని తిరిగి ఏరాటు చేయడం ఒక్కటే లావోస్ సమస్యా పరిష్కారానికి సరిఅయిన మార్గమని ఆయన నొక్కి వక్కాణించారు.

అమెరికా ఉపగ్రహ వైఫల్యం

కేప్‌కెనవెరాల్, ఫిబ్రవరి 25:—

భూమిచుట్టూ ఆవరించిన విద్యున్మండలాన్ని పరిశీలించుటకై అమెరికా నిన్న ప్రయోగించిన ఎక్స్‌ప్లోరర్ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలో ప్రవేశించలేదని అధికారులు ప్రకటించారు. ఉపగ్రహాన్ని ప్రయోగించిన జూనోరాకెట్ చివరిదళభాగం ప్రేలనందున తిరిగి ఉపగ్రహం భూమివాతావరణంలో ప్రవేశించి భస్మమై వుండవచ్చని భావిస్తున్నారు.

ఈ ఉపగ్రహం బరువు 75 పౌన్లు. భూమి పైన 30 మైళ్ళనుండి కొన్ని వందల మైళ్ళ ఎత్తువరకు ఆవరించిన విద్యున్మండలంలోని విశేషాలను పరిశీలించాలని ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.



ఉత్తరప్రదేశ్ గవర్నరు శ్రీ బి. రామకృష్ణారావు ఇటీవల గుంటూరులో రోటరీ క్లబ్బుకు విచ్చేసినప్పటిచిత్రం

కాంగోపట్ల హామర్షెల్డ్ వైఖరి సక్రమంకాదనే ఇండియా అభిప్రాయం

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం) మిత్రరాజ్యసమితి కార్యాలయం, ఫిబ్రవరి 25:—

కాంగోలో మిత్రరాజ్యసమితి బలప్రయోగానికి పూనుకోగలదా? పూనుకొనక పోవచ్చు. అయితే ఏ పరిస్థితిలో సమితి సేనలు బలప్రయోగానికి సిద్ధపడగలవు? రెండు కాంగోలీస్ బలాల మధ్య చిక్కుకొన్నప్పుడే ఆత్మరక్షణకై అవి ఉద్యుక్తం కాగలవు.

భద్రతాసంఘం తీర్మానం నిర్వచనంలో పరిమితులను విధించరాదని సమితి సెక్రెటరీ జనరల్‌ను గట్టిగా కోరుతున్న రాజ్యాలలో ఇండియా ఒకటి అని తెలుస్తున్నది.

తన నిర్వచనాన్ని కాంగో సలహాసంఘం సమర్థించాలనే శ్రీ హామర్‌షెల్డ్ భావిస్తున్నారు. అయితే ఆయన వైఖరి సక్రమం కాదనీ, రాగల చిక్కులను వూహించి, ముందే కొన్ని ఏర్పాట్లను చేసుకొని ఉండడం మంచిదని ఇండియా తలపోస్తున్నది.

కాంగోలో సమితి బలాలు బలప్రయోగానికి పూనుకొనడానికి అవకాశమిచ్చే భద్రతాసంఘం తీర్మానం వివాదానికి అస్పదమయినది. భిన్న నిర్వచనాలకు అది తావిస్తున్నది. బలప్రయోగాన్ని సమర్థించే చర్యలేవో భద్రతాసంఘం తన తీర్మానంలో వివరించలేదు.

యుద్ధ విరమణ ఏర్పాట్లు సైనిక చర్యల సంఘర్షణల నిలుపుదల, తుదిచర్యగా బలప్రయోగం సహా కాంగోలో అంతర్యుద్ధం నివారణకు మిత్రరాజ్యసమితి తగు చర్యలను గైకొనాలనే భద్రతాసంఘం తీర్మానం పేర్కొన్నది.

ఏడు మాసాలపాటు తర్జన భర్జనలకు పిమ్మట కాంగోలో శాంతిభద్రతలకు పునఃస్థాపనకు మిత్రరాజ్య సమితి తీసుకున్న మహా సాహసికమైన చర్య యిది.

ఈ తీర్మానం సమితి సైన్యాధికారులకు శ్రీ హామర్‌షెల్డ్‌కు కూడా విశేషమయిన అధికారమిస్తుంది. ఇది తన పరిస్థితిని బలపరిచిందని శ్రీ హామర్‌షెల్డ్ అన్నారు.

అయితే, కాంగోలీస్‌పై సమితి కాల్పులు జరిపే పరిస్థితి ఏర్పడరాదనే సమితి సభ్యులు ఉద్యోగులు కూడా ఆశిస్తున్నారు.

బెల్జియన్ రాయబారి హెచ్చరిక

లాస్ ఏంజిల్స్, ఫిబ్రవరి 24:—

అమెరికాలోని బెల్జియం కొత్త రాయబారి శ్రీ లూయి షీవెన్ నిన్న ఒక ప్రకటన చేస్తూ, కాంగోలో శాంతిభద్రతల స్థాపనకు అక్కడవున్న 13,000 మంది సైనికులు చాలరనీ, ఇంకా ఎక్కువమందిని పంపాలనీ అన్నారు.

కలోనియల్ యుద్ధం సంభవించగలదనే భయంతో తాము ఒక క్రమపద్ధతి లేకుండానే కాంగోకు స్వాతంత్ర్యమిచ్చి వైదొలగవలసి వచ్చిందనీ, కాంగోపై బెల్జియంకు యిప్పుడుకంట్రోలు లేదు కనుక,అక్కడి క్లిష్టసమస్యలను పరిష్కరించవలసినది సమితి యేనని కూడా ఆయన అన్నారు.

విదేశాంగ విధాన సమస్యలపై కెన్నెడీ, రస్క్ ల చర్చ

వాషింగ్టన్, ఫిబ్రవరి 25:—

అమెరికన్ విదేశాంగమంత్రి శ్రీ డీన్‌రస్క్ తాను ముందు నిర్ణయించుకొన్న పత్రికా ప్రతినిధుల సమావేశాన్ని రద్దు చేసినపిదప ప్రెసిడెంట్ కెన్నెడీతో 75 నిమిషాలపాటు విదేశాంగ విధానానికి సంబంధించిన సమస్యలను గురించి చర్చించారు.

తనకు చాలా పనివున్నందువల్లనే శ్రీ రస్క్ పత్రికా ప్రతినిధులతో సమావేశాన్ని రద్దుచేసుకొన్నారని వైట్‌హౌస్ ప్రతినిధి శ్రీ పియరీ సాలింగర్ అన్నారు. అయితే విదేశాంగ విధానానికి సంబంధించిన ముఖ్య సమస్యపై ప్రెసిడెంట్‌తో మాట్లాడవలసి వుండడం వల్లనే సమావేశం రద్దుచేసుకొని వుండాలన్నారు.

‘‘అది ఒకవిషయంపైన కాదు. పెక్కు విషయాలపై మేము సంభాషించుకొన్నాము’’ అని శ్రీ డీన్ రస్క్ ఆతర్వాత పత్రికా ప్రతినిధులతో అన్నారు.

సమితిలో చైనాకు సభ్యత్వం

బ్రాజిల్ వైఖరి

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

రియోడిజనీరో, ఫిబ్రవరి 25:—

సమితిలో చైనా సభ్యత్వం సమస్యపై అమెరికా యింతవరకు అవలంబిస్తున్న విధానానికి స్వస్తిచెప్పి అనుకూలంగా వోటు వేసే విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదని బ్రాజిల్ విదేశాంగ మంత్రి శ్రీ అల్ఫాన్సో ఆరినోస్ నిన్న యిక్కడ పేర్కొన్నారు.

క్యూబా ధోరణినే బ్రాజిల్ అనుసరించి జనరల్ అసెంబ్లీ వచ్చే సెప్టెంబరులో సమావేశమైనపుడు చైనాను సమితిలో చేర్చుకొనడానికి అనుకూలంగా వోటుచెయ్యాలనే ప్రెసిడెంట్ శ్రీ జానియో క్వాడ్రోస్ నిర్ణయించుకోగలరని ప్రభుత్వాభిమానంగల ‘దోబ్రాసిల్’ పత్రిక జోస్యం చెప్పింది.

అత్యుక్తి ద్వారా ప్రజలలో ఉద్రేకాలు రెచ్చగొట్టే ధోరణి

: x :

పత్రికలు అనుసరించరాదని సంపాదకుల మహాసభలో నెహ్రూ హితవు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:—

ఈనాడు దేశంలోని గ్రామసీమలలో జరుగుతున్న అద్భుతావహమైన విప్లవాత్మక పరివర్తనను పత్రికా సంపాదకులు తమ పత్రికలలో ఎక్కువగా ప్రతిబింబింపజేయాలని భారత ప్రధాని నెహ్రూ నిన్న ఇక్కడ అఖిలభారత వార్తాపత్రికల సంపాదకుల మహాసభలో ప్రసంగిస్తూ అభిభాషించారు.

స్వల్పమైన సంఘటనలను గోరంతలు కొండంతలుగా చేసి చిత్రించి ప్రజలలో ఉద్రేకాలను రెచ్చగొట్టే ధోరణికి స్వస్తిచెప్పడానికి పత్రికలుసచేతనంగా కృషిచేయాలనికూడా శ్రీ నెహ్రూ ప్రబోధించారు.

దేశంలోని జల, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలకంటె, గ్రామాలలోని సాంఘిక పరివర్తనలు అత్యంతప్రధానమైనవని ప్రధాని పేర్కొన్నారు.

శ్రీ నెహ్రూ ఇంకా ఇలా అన్నారు:

‘‘ప్రజలలో కుల, మత, భాషా వ్యత్యాసాలను నిర్మూలించి సమైక్యతను సాధించడంలో పత్రికలు ప్రధానపాత్ర నిర్వహించగలవు. పత్రికలు ఏసంఘటనను చిత్రించడంలోనైనా వాస్తవ వైఖరిని ప్రదర్శించాలి.

జబల్‌పూర్‌లో జరిగిన సంఘటనలవిషయంలో కొన్ని స్థానిక పత్రికలు వాస్తవ దూరమైన వార్తలను ప్రచురించి కల్లోలాలను రెచ్చగొట్టడంకూడా జరిగినది. పత్రికలు ఈ విధమైన వైఖరిని అనుసరిస్తే దేశానికి తీరనినష్టం కలుగుతుంది. ప్రజలను, వివేచనాశక్తితో ఆలోచించగల మానవులుగా అభివృద్ధి చేయడానికి పత్రికలు కృషిచేయాలికాని, వారిని ఉద్రిక్తతకు లోనయ్యే పశువులుగా మార్చడానికి రెచ్చగొట్టరాదు.

పెద్ద పత్రికలు చిన్నపత్రికా హక్కులను కొనివేసి, వాటిని కలుపుకొనే పద్ధతిని శ్రీ నెహ్రూ ఖండించారు. పత్రికా స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ప్రధాని చెప్పారు.

అధ్యక్షోపన్యాసము

పక్షపాతవైఖరితో కూడిన కొన్ని పరిణామాలవల్ల దేశంలో పత్రికాస్వాతంత్ర్యానికి పెద్ద దెబ్బ తగులుతూ ఉన్నదనీ, తత్ఫలితంగా పత్రికా స్వేచ్ఛ భవితవ్యానికే కాక, ప్రజాస్వామ్యం భవితవ్యానికి కూడా ప్రమాదం కలిగే విషమ పరిస్థితి ఏర్పడినదనీ, కలకత్తా పత్రిక ‘జనసేవక’ సంపాదకుడు శ్రీ ఆర్. పి. కె. భట్టాచార్య నేడిక్కడ అఖిల భారత వార్తా పత్రికల సంపాదకుల మహాసభలో అధ్యక్షోపన్యాస మిస్తూ హెచ్చరిక చేశారు.

ఆయన తన అధ్యక్షోపన్యాసంలో ఇంకా ఇలా అన్నారు: ‘‘ఈ విధమైన విషమపరిస్థితులలో ప్రజలూ ప్రభుత్వమూ అపమార్గంపట్టి పత్రికా నిర్వాహణ తప్పువైఖరిని అవలంబించకుండా ఉండవలెనంటే ఏ మార్గాన్ని అనుసరించవలెనో మనం యోచించడం అవసరం.

‘‘గత రెండు మూడు సంవత్సరాలనుంచి ప్రజాజీవితంలో ఒక అపసవ్యమైన ధోరణి కనిపిస్తున్నది. ఈ ధోరణి ఫలితంగా పత్రికా నిర్వహణలో అనేక గడ్డుసమస్యలు ఏర్పడినవి. పత్రికలలో పాక్షికవైఖరిని ప్రదర్శించాలనే ఒత్తిడి ఎక్కువైంది. ఒక్కొక్కసారి పత్రికలు నిష్పక్షపాతంగా తమకు సత్యమని తోచిన వైఖరిని ప్రదర్శిస్తే ప్రతిపక్షులు బలప్రయోగం చేయడానికి సిద్ధపడిన సంఘటనలు కూడా ఉన్నవి.

‘‘ముఖ్యంగా దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో పత్రికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను ప్రత్యక్షంగా ఎరుగుదును.

‘‘భాషా కల్లోలాలవల్ల పత్రికా రంగంలో చెలరేగినగందరగోళం అంతా ఇంతాకాదు. భాషా కల్లోలాలు చెలరేగిన ప్రాంతాలలో స్థానిక ప్రభుత్వాలు పత్రికాస్వాతంత్ర్యాన్ని అరికట్టే నిబంధనలను కూడా చట్టరూపంలో అమలుచేయడం జరిగింది.

‘‘ఇంతేకాక అధికారరాజకీయాలలోని సంఘర్షణలు పత్రికారంగంలో అనేక చిక్కు సమస్యలను సృష్టించాయి.

సంపాదకుని బాధ్యతలు

‘‘పత్రికాసంపాదకుల స్థాయినీ, అంతస్తునూ కాపాడడానికి మహాసభ కృషిచేయాలి. ప్రభుత్వం జర్నలిజానికి సంబంధించిన చట్టాలు కూడా చేస్తూ ఉన్నది కాబట్టి, ఇది ఎంతో అవసరం.

‘‘శాసనసభలకు, పత్రికలకుగల పరస్పరసంబంధాలవిషయంలో ప్రెస్ కమిషన్ సిఫార్సులను అమలుచేయాలి. ఈ విషయంలో చర్చించడానికి సంపాదకుల మహాసభ తరఫున ఒక ప్రతినిధి వర్గాన్ని పంపే ఎకర్న మహాసభలో పంపడం అవసరం

నైరుతి ఆఫ్రికాకు వెళ్లడానికి సమితి ఉపసంఘానికి అనుమతి నిరాకరణ

—దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్య

మిత్రరాజ్యసమితి కార్యాలయం, ఫిబ్రవరి 25:—

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గత డిసెంబర్ 18 వ తేదీని ఆమోదించిన తీర్మానం కోరినవిధంగా సమితి ఉపసంఘం నైఋతి ఆఫ్రికా సందర్శించడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిరాకరించిందని దక్షిణాఫ్రికా ప్రతినిధి ఒకరు నిన్న యిక్కడ పేర్కొన్నారు.

సమితిలోని దక్షిణాఫ్రికా ప్రతినిధి శ్రీ బి.జి. ఫోరే తమ ప్రభుత్వం నిరాకరణను గురించి తెలియజేశారు.

నైఋతి ఆఫ్రికా పరిపాలన విషయంలో సమితి ప్రపంచన్యాయస్థానం సలహాను కోరివున్నందున ఒక ఉపసంఘాన్ని ఆ ప్రాంతానికి వెళ్లనివ్వవలసిందని సమితి సెక్రటరీజనరల్ శ్రీ హామర్‌షెల్డ్ కోరారు.

నైఋతి ఆఫ్రికాను నానాజాతిసమితి యిచ్చిన అధికారాన్ని పురస్కరించుకొని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తన భూభాగంలో కలిపివేసుకొన్నది. దానిని సమితి ధర్మకర్తృత్వాధికారంలో పెట్టడానికి దక్షిణాఫ్రికాప్రభుత్వం నిరాకరించింది.

ఈ విషయం యిప్పుడు ప్రపంచ న్యాయస్థానం ముందు వున్నందున జనరల్ అసెంబ్లీలోగడ జరిపిన చర్చలలో దక్షిణాఫ్రికా పాల్గొనలేదనీ, సమితి ఉపసంఘాన్ని అక్కడకు వెళ్లనివ్వకపోవడానికి కూడా అదే కారణమనీ శ్రీ ఫోరేఅన్నారు.

ఉత్తరదేశయాత్ర - పూర్తిరైలు

శ్రీ సరస్వతీ కిసాన్ యాత్రా స్పెషల్

ఆంధ్రా గవర్నమెంటు పెర్మిషన్ నంబరు యల్.డిస్.టి.టి. 4/5300/60 ది 24-8-60. దక్షిణరైల్వే పెర్మిషన్ నెంబరు టి 405/11/402. ది 2-12-60

ది 7-3-1961 నిడదవోలు నుండి రూఢిగా బయలుదేరును.

400 టిక్కట్లకు 100 టిక్కట్లు మాత్రమే మిగిలియున్నవి.

త్వరపడుడు! ఆలసించిన ఆశాభంగము !!

రెండు పూటల భోజనం, పూర్తి పడక సౌకర్యం.

కాశ్మీరు బస్సు టిక్కట్టు సహా రు. 385/-

శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహ భక్తుడు

శ్రీ దేముడమ్మగారి పూజ్యదంపతులతో సహా.

వివరములకు: పొదిలి వెంకన్న - తణుకు (ఆంధ్ర)

మండపల్లి పంచాయితీ సమితి, కృష్ణాజిల్లా.

టెండరు నోటీసు

మండపల్లి పంచాయితీ సమితి [illegible] ఆఫీసరువారిచే, అనుభవముగల [illegible] తయారుచేయువారి [illegible] పంచాయితీ సమితి ఎలిమెంటరీ పాఠశాలలకు సప్లయిచేయుటకుగాను, [illegible] ది. 8—3—1961 వ తేది సాయంత్రం గం. 3—00 లు లోగా [illegible]. టెండర్లు ఆరోజు సాయంత్రం గం. 4—00 లకు తెరువబడును.

వరుస నం.	పరికరముల పేర్లు	సైజు	ఏ వి వివరములు	కావలసిన పరికరములు
1.	చేతులుగల కుర్చీలు.	స్టాండర్డు సైజు	టేకు	30
2.	టేబుల్సు ఒక్క డ్రాయరు, [illegible]	3'×2'×2½'	,,	30
3.	స్టూల్సు.	1½'×1¼'×1¼'	,,	60
4.	పిల్లలు కూర్చుండు బెంచీలు([illegible] కాళ్ళు గలవి.) చెక్క మందము 1½"	6'×1'×½'	,,	30
5.	రికార్డు పెట్టెలు.	2½'×1½'×1½'	,,	40
6.	కూజాలు.	2'×1¼" వ్యాసము నల్లమట్టి		25

నిబంధనలు:

1. పై నుదహరించబడిన పరికరములు సప్లయి చేయుటకు నిర్ణీతమైన టెండరు ఫారములు మండపల్లి పంచాయితీ సమితి కార్యాలయమునుండి రూ. 1—02 లు చెల్లించి ఆఫీసు పనిచేయు కాలములో ది. 7—3—1961 వరకు పొందవచ్చును.
2. ప్రతి యొక్క టెండరుదారును డిపాజిట్టు రూ. 200—00. లు చెల్లించి రశీదు పొంది సదరు రశీదును జతపర్చవలయును.
3. డిపాజిట్టుధనము నగదురూపములోగాని, మనియార్డరుద్వారాగాని, బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరుగార్కి చెల్లించి రశీదు పొందవలెను.
4. డిపాజిట్టు మొత్తము టెండరు అంగీకరింపబడనివార్కి వెంటనే చెల్లించబడును.
5. అంగీకరించబడిన టెండరుదారు ఆ తేదీనుండి మూడు రోజులలోగా నిర్ణయించబడిన ప్రకారము, ఆ యా పరికరములు సప్లయిచేయుటకు అగ్రిమెంటు వ్రాసి ఇవ్వవలెను.
6. టెండరు అనుమతించబడిన తర్వాత, ఆ టెండరుదారు 3 రోజులలోగా అగ్రిమెంటు వ్రాసి యివ్వనిచో డిపాజిట్టు మొత్తము తిరిగి చెల్లించబడదు.
7. పై నుదహరించిన ఫర్నిచరుఅంతయు ది. 29—3—61 వ సాయంత్రము గం. 5.00 లోగా సమితి కార్యాలయమునకు చేర్చవలెను.
8. ఏ ఒక్క టెండరునుగాని, లేదా అన్నిటినిగాని, కారణము చెప్పకయే నిరాకరించు హక్కు బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరుకు గలదు.
9. పై సామానులు అన్నియు స్టాండర్డుచెక్క మందములో లేకపోయినప్పటికిన్నీ, సామగ్రి తృప్తికరముగా లేకపోయినప్పటికిన్నీ, పై నుదహరించబడిన యే నిబంధనను వుల్లంఘించినప్పటికిన్నీ, పైకము చెల్లించబడదు.

(సం.) జె. వి. నరసింహం,

బ్లాకు డెవలప్‌మెంటు ఆఫీసరు, మండపల్లి.

వారికి గ్రిమాల్ట్స సిరప్ యివ్వండి

... దగ్గు ఎంత త్వరగా పోతుందో చూడండి

గ్రిమాల్ట్స్ సిరప్ చాల మందికి వాడబడి పేరు పొందిన దగ్గు మందు. ఎంత కాలము నుండి ఉన్న దగ్గు అయినా యీ సిరప్ యొక్క శక్తివంతమైన [illegible] క్రియతో శీఘ్రమైన స్వస్థత చేకూరుతుంది.

[illegible] దగ్గు, రొంప, శిరోవాతము లేక రొమ్ము పడి [illegible] గ్రిమాల్ట్స్ సిరప్ వాడి దగ్గు ఎంత త్వరగా పోతుందో చూడండి.

ట్రేడ్ మార్క్ హెచ్చరిక

(ట్రేడ్ అండ్ మర్చెండైజ్ మార్క్స్) చట్టం 1958 క్రింద నిర్దుష్టంగా రిజిస్ట్రేషన్ హక్కును పొందినట్టి, ఈ క్రిందకనపర్చినటువంటి ప్రఖ్యాత ‘‘ఎస్. ఆర్’’ ట్రేడ్‌మార్క్.

ట్రేడ్ మార్క్ 195543

సరుకులు:— ధూప దీపాలలో వాడే కర్పూరం.

దీనిని ఇతరు లెవ్వరో ఉత్పత్తి చేస్తున్నట్లు, మరియు (లేక) ధూప దీపాలకై విక్రయిస్తున్నట్లు, ఇదంతా వేరే చిహ్నాలతో సాగిస్తూ, ట్రేడ్‌మార్క్ హక్కుదారు హక్కులను అతిక్రమించి, హక్కుదారులకు నష్టం కలిగిస్తూ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నట్లు మా క్లయింటులు, ఈ ట్రేడ్‌మార్క్ హక్కుదారులు అయిన—

బాలకృష్ణ ఇండస్ట్రియల్ వర్క్స్,

5, పొములెట్టి స్ట్రీట్, 3 వ సందు, రాయపురం, మద్రాసు—13

వారి దృష్టికి వచ్చినది.

అటువంటి నకిలీ వ్యాపారులకు ఈ హెచ్చరికను చేయవలసినదని కోరుతూ, అక్రమ నకిలీ వ్యాపారులు అక్రమ చర్యలను విరమించనిచో తీవ్రమైన న్యాయ చర్యలను, సివిల్—క్రిమినల్ చర్యలను చట్టరీత్యా తీసుకొనవలసి వస్తుందని, మా క్లయింట్లు మా ద్వారా తెలియజేస్తున్నారు.

ఎల్. ఆర్. స్వామి

కేంద్రప్రభుత్వ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్స్ అటార్నీ.

23, రాయపేట హైరోడ్, మద్రాసు—14. (ఫోన్: 83785)

పోస్టుబాక్స్ నెం: 333 తిరుచిరాపల్లి—2 (ఫోన్: 90)

రేడియో

మంగళవారం, ఫిబ్రవరి 28
శక 1882 ఫాల్గుణ 9

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం: 6—30 సుప్రభాత్ కార్యక్రమం, 6—40 భక్తిరంజని, 7—00 తె.వా., 7—15 విజయవాడ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా., 8—30 మహమ్మద్ వజీర్: తుమ్రీ, దాద్రా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 సుగమ్ సంగీత్, 1—15 మహమ్మద్ వజీర్: తుమ్రీ, దాద్రా, 1—30 వాద్యగోష్ఠి: నిలయ విద్వాంసులు, 1—50 తె. వా., 2—00 యుగళగానము, 2—10 ఉ. వా., 2—20 ఉన్నత పాఠశాలలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, 3—45 ఉన్నత పాఠశాలలకు. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 కన్నడ శ్రోతలకు, 7—00 తె. వా., 7—15 మరాఠీ శ్రోతలకు, 7—30 సాహిత్య సంచిక (విజయవాడనుండి రిలే), 7—45 శ్రోతల ఉత్తరాలకు జవాబులు (హిందీ), 7—50 ప్రసంగము (ఉర్దూ), 8—00 శ్రోతలు కోరిన పాటలు, 8—30 రాయున్న: క్లారినెట్, 8—45 మహమ్మద్ వజీర్: తుమ్రీ, దాద్రా, 9—00 ఆం. వా., 9—15 ఉ. వా., 9—30 ఒపీక్ ఖాన్, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం: 6—30 హైదరాబాద్ ఎ వలె. మధ్యాహ్నం: 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 పి. చెల్లప్ప, ఎస్. ఎల్. ఎన్. శాస్త్రి: ఫిడేలు, పుచ్చా సుబ్బారావు: మృదంగం, వాతావరణ సూచన, 3—45 హైదరాబాద్ ఎ వలె. సాయంత్రం: 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 7—45 సంస్కృత నాటిక (విజయవాడ నుండి రిలే), 8—30 హైదరాబాద్ ఎ వలె, 9—15 లయ చిత్రం, 9—30 హరికథ (విజయవాడనుండి రిలే), 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం: 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని: తూము నరసింహదాసు కీర్తనలు, 7—00 తె. వా., 7—15 మంచిరాజు సత్యనారాయణమూర్తి, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆం. వా., 8—15 హిం. వా. మధ్యాహ్నం: 12—30 కార్మికుల కార్యక్రమము (హైదరాబాద్ నుండి రిలే), 1—00 పేరంటం, 1—30 మంచిరాజు సత్యనారాయణమూర్తి, 1—50 తె. వా., 3—30 లలిత సంగీతం: ఎస్. గోపాలరత్నం, 3—45 ఉన్నత పాఠశాలలకు (హైదరాబాద్ నుండి రిలే), 4—15 వాతావరణ సూచన. సాయంత్రం: 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయవార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తె. వా., 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 సాహిత్య సంచిక, 7—45 సంస్కృతనాటిక 8—30 కల్పాంత—శ్రోతలు కోరిన పాటలు, 9—00 ఆం. వా., 9—15 పునశ్చరణ — సంగీత శిక్షణలో చెప్పిన కీర్తనలు, 9—30 రుక్మిణీ కల్యాణం హరికథా కాలక్షేపం, బెజవాడ నాగరాజకుమారి, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం: 6—55 మంగళగానం, 7—15 ఆ. వా., 7—30 వి. రంగనాయకి: వయొలిన్, 8—00 మధుర గీతం. మధ్యాహ్నం: 1—00 భజన కీర్తనలు, 1—15 వాద్యగోష్ఠి, 1—30 గానమంజరి, 1—40 హిం. వా., 1—50 గీతమంజరి, 2—00 ఆ. వా., సాయంత్రం: 6—30 టి. ఆర్. రామనాథ భాగవతర్, 7—15 ఆ. వా., 7—30 చిత్రగానం, 7—45 తిరుచ్చి వలె, 9—00 సంగీత మాల, 9—15 హిందీ పాటలు: జి. నారాయణదాస్, 9—30 తిరుచ్చి వలె, 10—00 సంగీతామృతం, రాధ, జయలక్ష్మి, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం: 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తె. వా., 7—15 సంగీత మంజరి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆం. వా. మధ్యాహ్నం: 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 మద్రాస్ ఎ వలె, 1—30 ఆం. వా., 1—40 గానమంజరి, 1—50 తె. వా., 2—00 మధుర గీతం, 2—10 మద్రాస్ ఎవలె. సాయంత్రం: 5—30 పాశ్చాత్య సంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆం. వా., 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 కె. శంకరి అమ్మాల్, 7—00 తె. వా., 7—15 గోటువాద్యం: నిలయ విద్వాంసుడు, 7—45 మద్రాస్ ఎ వలె, 9—00 ఆం. వా., 9—30 పీరపాండ్య కట్టబ్రహ్మన రేడియో సంక్షిప్త శబ్దచిత్రం తెలుగు, 10—30 ప్రసార సమాప్తి.

చౌటుపల్లి గ్రంథాలయవార్షికోత్సవం

గుడివాడ, ఫిబ్రవరి 22:— కృష్ణాజిల్లా లోకల్ లైబ్రరీ అథారిటీ బ్రాంచి గ్రంథాలయము చౌటుపల్లి ప్రథమ వార్షికోత్సవము శ్రీ గోనుగుంట్ల నాగేశ్వరరావు అధ్యక్షతన వైభవోపేతముగా జరిగినది. శ్రీ టి. సుబ్రహ్మణ్యం, కృష్ణాజిల్లా కేంద్ర గ్రంథాలయాధికారి జాతీయ జెండా ఎగురవేసిరి. అతిథులు శ్రీ అట్లూరి నరసింహారావు శ్రీ వల్లభనేని సత్యనారాయణగార్లు స్వాగతము చెప్పిరి.

ఆనాడు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎస్. వీరయ్యచౌదరి ప్రారంభోపన్యాసం చేశారు. శ్రీ మల్లెల శ్రీరామమూర్తి, శ్రీ నాగులపల్లి సీతారామయ్య డాక్టరు. అట్లూరి వీరరాఘవయ్యగార్లు ప్రసంగించారు. శ్రీ వి. సత్యనారాయణగారు నివేదిక సమర్పించిరి.

చౌటుపల్లి మాధ్యమిక పాఠశాల బాలికలచే "కెటప్రడిట్" ప్రదర్శింపబడెను. అతిథులకు శ్రీ అట్లూరి తాతప్పయ్యగారు విందుచేసిరి. శ్రీ వి. సత్యనారాయణగారి అభివందనలతో సభ జయప్రదముగా ముగిసినది.

సమాజోన్నతికి విద్య సాధనం కావాలి

గొల్లప్రోలులో శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్బోధ

(మన విలేఖరి)

పిఠాపురం, ఫిబ్రవరి 24:— "విద్య, విజ్ఞానాలను నిర్మూలించుటకే గాని సమాజోన్నతికి సాధనమై సాంకేతిక జ్ఞానాభివృద్ధి చేయుటకు, తద్వారా ఉత్పత్తిని పెంపొందింపచేయుటకు, పరస్పర అవగాహనకూ తోడ్పడాలి. విద్యాసంస్థలు బహుళార్థ సాధక సంస్థలుగా రూపొందాలి." అని ఆంధ్రప్రదేశ్ లఘుపరిశ్రమల మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గొల్లప్రోలు హైస్కూలునూతన భవనం 1వ బ్లాకును ప్రారంభిస్తూ అన్నారు. సభకు హైస్కూలు కమిటీ అధ్యక్షులు శ్రీ కొప్పుల నాగూరయ్య అధ్యక్షత వహించిరి. తూర్పు గోదావరిజిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ తోట రామస్వామి హైస్కూలు అభివృద్ధికి కావలసిన సహాయములు త్వరలోనే చేకూర్చ యత్నిస్తామని, భవనము 2వ బ్లాకును ప్రారంభిస్తామన్నారు. శ్రీయుతులు ధర్మాపురి అయ్యన్న, మాడభూషి భావనాచార్యులు, హైస్కూలు ప్రధానోపాధ్యాయులు వి. సత్యన్నారాయణమూర్తి, విద్యార్థి నాయకులు తమ తమ స్వాగతపత్రాలను చదివారు. శ్రీ వాడపల్లి జనార్దనాచార్యులుగారు వేదపఠనం చేశారు. హైస్కూలు కమిటీ అధ్యక్షులు శ్రీ కొప్పుల నాగూరయ్యగారు హైస్కూలు భవన నిర్మాణానికి సహకరించిన వారికి, విరివిగా విరాళాలను ఇచ్చినవారికి, ముఖ్యంగా శ్రీ ఫూల్ చందుగార్కి తమ కృతజ్ఞతను తెలియజేసినారు. మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విద్యార్థులకు బహుమతులను పంచిపెట్టినారు.

శ్రీ యస్. సి. మార్కండేయగారు ఉపన్యసించాక కమిటీకార్యదర్శి శ్రీ మాడభూషి భావనా చారిగారి వందన సమర్పణతో సభ ముగిసినది. అనంతరము వైజ్ఞానిక కార్యక్రమము జరిగినది.

నిడుబ్రోలు హైస్కూలుకు కొత్త బ్లాకు

జిల్లాపరిషత్తుచే పథకం మంజూరు

(మన విలేఖరి)

నిడుబ్రోలు, ఫిబ్రవరి 22:— నిడుబ్రోలు హైస్కూలును విస్తృత పరిచేందుకు రు 57,800 ఖర్చయే ఎనిమిది గదుల గల ఒక బ్లాకును నూతనంగా నిర్మించడానికిగాను గుంటూరు జిల్లాపరిషత్తు ఒక పథకాన్ని మంజూరు చేసింది.

ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన పాకలను జిల్లా పరిషత్తు కార్యదర్శి శ్రీ సుబ్బారాయుడు ఆదివారంనాడు సందర్శించారు.

రాజమండ్రి కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం

(మన విలేఖరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 23:— ప్రభుత్వ కళాశాలపూర్వవిద్యార్థుల దినోత్సవం శ్రీ సి. వివేకానందమూర్తిగారి అధ్యక్షతను జరిగింది.

రాబోయే సంవత్సరానికి ఈ క్రింది కార్యవర్గం ఎన్నికయింది. శ్రీ సి. వివేకానందమూర్తి (అధ్యక్షులు) కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ కె. వి. పున్నయ్య (కార్యాధ్యక్షుడు) శ్రీమతి టి. ఎస్. ఆర్. కృష్ణ, శ్రీ ఎ. కృష్ణారావు, శ్రీ పి. వీరయ్య గార్లు (కార్యదర్శులు) శ్రీ తంగిరాల రామేశం (కోశాధికారి) శ్రీయుతులు పి.ఎస్.రావు,ఎ. సి.ఎస్. సి. గురు రాజారావు, ఆర్. వి. సీతారామారావు, దామెర్ల వెంకటరావు, అవసరాల రామారావు ఎం.ఎల్. సి. గార్లు మరో ఎనిమిదిమంది (సభ్యులు)

ఆస్థానకవి శ్రీ శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి మరణానికి సంతాపాన్ని ప్రకటిస్తూ ఒక తీర్మానం చేశారు.

శ్రీ సి. వివేకానందంమూర్తిగారి అధ్యక్షతను జరిగిన సభలో శ్రీ పి. ఎస్. రావు స్వర్గీయ సి. జె. కూర్ల్డే దొరగారి రచనలను కాలేజీ లైబ్రరీకి బహూకరించారు.

ప్రిన్సిపాల్ కె. వి.పున్నయ్య తమ నివేదికను సమర్పించారు.

శ్రీమతిపి.సరోజినీమూర్తి బహుమతి ప్రదానం చేశారు. శ్రీ పి. వీరయ్య వందనసమర్పణ గావించారు.

ఆంధ్ర విజ్ఞాన లలితకళాపరిషత్ సప్తమ వార్షికోత్సవం

గుంటూరు, ఫిబ్రవరి 21:— గుంటూరు ఆంధ్రవిజ్ఞాన లలితకళా పరిషత్తు సప్తమ వార్షికోత్సవాలు ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఆంధ్రనటసత్ వారిహరిప్రసాద సంస్కృతి సదనంలో అతి వైభవముగా జరిగినాయి.

కార్యదర్శి శ్రీ పండపాటి రామలింగేశ్వరరావు స్వాగతం చెప్పారు.

శ్రీ నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అధ్యక్షత వహించారు. శ్రీ జూపూడి యజ్ఞనారాయణ ఆంధ్ర నాటక రంగంలో గుంటూరు విశిష్టత పై ప్రసంగించారు.

'స్వతంత్ర భారత్' అను నాటకం ప్రదర్శించబడింది.

రెండవరోజు సభకు డాక్టర్ వై. వి. సుబ్బారావు అధ్యక్షత వహించారు. శ్రీ చతుర్వేదుల నరసింహశాస్త్రి రవీంద్ర సాహిత్యం గురించి ఉపన్యసించారు.

వరవిక్రయంలో ఒక దృశ్యం ప్రదర్శించబడింది.

మూడవనాడు శ్రీ దామరాజు పుండరీకాక్షుడు అధ్యక్షత వహించారు.

శ్రీ బాలాంత్రపు రామచంద్రరావు నాటక ప్రదర్శనలో సంగీత పరిమితి అనే విషయంపై ప్రసంగించారు.

స్వరకచేరీ, లలిత సంగీత, నాటక ప్రదర్శనలు జరిగాయి.

రెంటచింతల, ఫిబ్రవరి 23:— పలనాటి గాంధి అని పేరుబడ్డ నాళం పుట్టుపల్లి ఇటీవల మరణించిన సందర్భంగా రెంటచింతల భారతీయ సేవా సమాజంవారు శ్రీ దుగ్గ రాజనరసింహంగారి అధ్యక్షతన సమావేశమై పుట్టుపల్లిగారి త్యాగనిరతిని కొనియాడార్.

పాఠశాలల వార్షికోత్సవాలు

యలమంచిలిలో

యలమంచిలిజిల్లాపరిషత్ హైయర్‌సెకండరి స్కూలు వార్షికోత్సవము జిల్లాపరిషత్ ప్రెసిడెంట్ శ్రీ రాజా సాగి సూర్యనారాయణరాజా ఎమ్. ఎల్. ఏ. అధ్యక్షతను జరిగెను. అధ్యక్షులు ప్రారంభమున యీ స్కూలుగాను లేబరేటరి, జిమ్నేషియం, లైబ్రరీ, సూపరి టెండెంట్‌ భవనములు నిర్మించుటకు 75 వేల రూపాయలు గ్రాంటును మంజూరు చేసినట్లు, తెలియజేసినారు. ఉపాధ్యాయులు శ్రీ సూర్యనారాయణ రామ్ అధ్యక్షులు, విద్యాశాఖాధికారి శ్రీ ఎస్. సూర్యనారాయణ తమ నివేదికలను చదివిరి. సర్వశ్రీ జెట్టి సూర్యారావు, సొట్టుముల్లు సూర్యనారాయణమూర్తి, పండిత సుబ్బారావు, బి. ఎల్. నారాయణగార్లు విద్యార్థులను సత్కరించవలసిన విధులను గూర్చి తెలిపిరి. క్రీడలలోను, సారస్వతవాగ్వాదములలోను గెలుపొందిన బాల బాలికలకు అధ్యక్షునిచే బహుమతులు పంచిపెట్టబడెను.

ఏలూరులో

ఏలూరు కొండపల్లిపార్వతీదేవి థియోసాఫికల్ హయ్యరు సెకండరి పాఠశాల వార్షికోత్సవం జరుపబడినది.

తొలిరోజు ఉదయం పశ్చిమ గోదావరిజిల్లా సెషన్సుజడ్జి శ్రీ ఎం. రామమూర్తి పతాకావిష్కరణను చేసి, ఉత్సవకార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. సర్వమత ప్రార్థనలు జరుపబడినవి. పాఠశాల స్కౌటు బాలబాలికలు, ఎన్. సి. సి. కేడెట్లు సైనికవిన్యాసాలను ప్రదర్శించి, ఇచ్చిన సైనిక వందనాన్ని శ్రీరామమూర్తిగారు స్వీకరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగి, మానవసేవచేయాలని శ్రీరామమూర్తిగారు హితోపదేశం చేశారు.

బాలబాలికల చిత్రవస్తు ప్రదర్శనానికి శ్రీ రామమూర్తిగారు ప్రారంభోత్సవం చేశారు.

సాయంకాలం మునిసిపలు చెర్మన్ వరహాలశెట్టి సూర్యనారాయణగారి అధ్యక్షతక్రింద బహిరంగ సభ జరిగింది. శ్రీ పావూరి వెంకట కామేశ్వరరావు స్వాగతం చెప్పారు. పాఠశాల కరస్పాండెంటు శ్రీ భోగరాజు బుచ్చిరామయ్యగారు పాఠశాల వార్షిక నివేదికచదివారు. స్థానిక సర్ సి.ఆర్.ఆర్.కళాశాల ప్రిన్సిపాలు శ్రీ దేశిరాజ సత్యసుబ్రహ్మణ్యంగారు ఉపదేశించారు.

అధ్యక్షులు శ్రీ సూర్యనారాయణగారు తమ ముగింపు వాక్యాలలో పురపాలక యితర అధికార సంస్థలవలన నడుపబడుతున్న విద్యాసంస్థలకంటే ప్రయివేటు మేనేజిమెంటుక్రిందజరుపబడుతున్న విద్యాసంస్థలే చక్కగా నడుపబడుతున్నాయని తమ అభిప్రాయ మన్నారు. ప్రయివేటు మేనేజిమెంటుతో ఎవరైనా మా పురపాలకసంఘ హైస్కూళ్ళను నడుపుకుంటామని ముందుకు వస్తేవారికి ఆస్కూళ్ళు అప్పగించడానికి పురపాలకసంఘం సిద్ధంగా ఉందనీ, పాఠశాలలకు ఆట స్థలం కావలసియున్నదనీ, పురపాలకసంఘం తమ స్థలాన్ని యివ్వవలసిందని శ్రీ బుచ్చిరామయ్యగారు కోరారు. వారుకూడా తమతోసహకరిస్తే ఈ విషయంలో చేయదగినదంతా చేస్తామన్నారు.

తరువాత వినోదకార్యక్రమాలు, నాటికలు ప్రదర్శింపబడ్డాయి.

రెండవరోజున శ్రీ శివగోపాల్ బినానిగారి అధ్యక్షతక్రింద సభ జరిగింది.

శ్రీయుతులు కంభంమెట్టు నారాయణరావు, యస్. కె.వి. కృష్ణావతారం గార్లు ఉపన్యసించారు

విద్యార్థులచే వినోద కార్యక్రమాలు, నృత్యం, నాటక ప్రదర్శనాలు జరిగాయి.

ఆటల పోటీలలోనూ, పరీక్షలలోనూ ఉత్తీర్ణులైన బాలబాలికలకు శ్రీ మావులేటి సోమరాజుగారి చేత బహుమతులు యిప్పించబడ్డాయి.

పాఠశాల హెడ్‌మాస్టరు శ్రీ ఆర్. సుబ్రహ్మణ్యంగారి వందన సమర్పణతో, జనగణమన జాతీయగీత పఠనంతో సమావేశం ముగింపు చేయబడింది.

గుడివాడలో

శ్రీ పొట్టి శ్రీరాములు మునిసిపల్ హైస్కూలు వార్షికోత్సవం పాఠశాల ఆవరణలో డా. త్రిపురనేని వెంకటేశ్వరరావు అధ్యక్షతను జరిగింది. చైర్మన్ శ్రీ కోగంటి రాజాబాపయ్య పతాకోత్సవం జరిపారు. పట్టణ కాంగ్రెసు ఉపాధ్యక్షులు శ్రీ యస్. వి. యస్. ప్రసాదరావు ప్రస్తుత విద్యావిధానముపై ప్రసంగించారు. హైస్కూలు హెడ్‌మాస్టరు శ్రీ గుత్తా వీరరాఘవులు వార్షిక నివేదిక చదివారు. పాఠశాల రజితోత్సవ కమిటి తరపున శ్రీ కరెడ్ల రామయ్య గత మూడు సంవత్సరాలలో స్కూల్‌ఫైనల్ పరీక్షలలో అత్యధికమార్కులు సంపాదించిన చిరంజీవులు కంభంపాటి గోవర్ధనరావు, కోడూరు వెంకటరాధాకృష్ణ, చావలి బాపూజీ, కూచిభొట్ల వెంకటాచలపతిశాస్త్రిగారకు బంగారు పతకము లను బహూకరించారు. గుడివాడ మార్వాడీ సంఘాధ్యక్షులు సేట్ గులాబ్‌చంద్ గత మూడు సం.లలో స్కూలుఫైనలులో ఒక్కొక్క సబ్జక్టులో అత్యధిక మార్కులు వచ్చిన 21 మంది విద్యార్థులకు 21 జరిత పతకములు బహూకరించారు. ఆటల పోటీలలోను, చదువులోను విన్నగా నున్న విద్యార్థులకు సుమారు 300 —లు విలువగల బహుమతులను మునిసిపల్ కమీషనర్ శ్రీ యం. వెంకటపతిరాజు బహూకరించారు. స్కూలుఫైనలు విద్యార్థులకు బహూకరించిన పద్ధతిలోనే 4, 5 ఫారముల విద్యార్థులకు కూడ ఆయా సబ్జక్టులలో ప్రథములుగ ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడ బహుమతుల నేర్పాటుచేసి ప్రోత్సహించ వలసినదిగా ఉపాధ్యాయసంఘం తరఫున శ్రీ పి. బి. రంగస్వామి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులచే 'ఎవరిని నమ్మకు' 'లోగుట్టు' 'మామ్మగారి రోజ్' నాటికలు శ్రీ వి. సత్యనారాయణ దర్శకత్వాన చక్కగా ప్రదర్శింపబడినవి.

హజరత్‌షా ఖాదర్ అస్తమయం

గుంతకల్లు, ఫిబ్రవరి 22:— తుపస్వి హజరత్ మొఖద్దస్ బుజురుగ్ ఆలీ జనాబ్ సయ్యద్‌గులాంషా ఖాదరి మొన్న సాయంత్రం 4—15 కుతమ మూరపయోట అస్తమించారని తెలియ జేయడానికి చింతిస్తున్నాం.

గుంతకల్లు మసీదులో ప్రధాన ఖతీబ్‌గా పనిచేస్తూ ఉండేవారు.

వారిమరణవార్తవిని లక్షలాది ప్రజలు అక్కడకు వచ్చారు. ప్రతి సంవత్సరం వారి ఉర్సు జరపడానికి ప్రముఖులతో హజరత్‌షా ఖాదర్ ధర్మ సంస్థను ఏర్పాటు చేశారు.

తెలుగునాడు

ఒంగోలు

ఒంగోలు తాలూకా మద్దిరాలపాడు జూనియర్ బేసిక్ పాఠశాల వార్షికోత్సవము యీపేట శ్రీ పి. వి. రామకృష్ణారెడ్డి (డి. గు. ఎ.) అధ్యక్షతన జరిగెను.

శ్రీయుతులు గొల్లపూడి లక్ష్మీనారాయణ (డి. వి.) గారు డి. వి. యస్. నారాయణ (యం. యల్. ఎ) గారలు బేసిక్‌విద్యా విధాన ప్రాముఖ్యతను గురించి ముచ్చటించిరి. పురయం శ్రీ డి. సూర్యనారాయణ (యస్. డి. ఐ.) గారు జాతీయ పతాకమును సుగుర వేసిరి. ప్రదర్శనలు, కథలు, ఆటపాటలు జరిగెను. డా. బి. వి. యల్. నారాయణ (యం. యల్. ఎ) గారు విజేతలకు బహుమతులు పంచి పెట్టిరి.

శ్రీ చెరుకూరి వెంకటేశ్వర్లు (కార్యదర్శిగారు) నివేదికను చదివిరి. వివిధ వినోద ప్రదర్శనముల అనంతరం కార్యదర్శి వందనములతో కార్యక్రమము ముగిసెను.

• • •

ఒంగోలు సత్యాగ్రహసమితి ద్వితీయవార్షికోత్సవము స్థానికమునిసిపల్ హైస్కూలులో జరిగెను.

సినీనటుడు శ్రీ కత్తుల వెంకటేశ్వరరావు నట గోష్ఠి జరిపిరి.

సభకు శ్రీ స్వామి శివశంకరులు అధ్యక్షత వహించిరి.

సినీనటులు శ్రీ కత్తుల వెంకటేశ్వరరావు, మహమ్మద్ సబ్జాన్ గార్లకు సమితి తరఫునసన్మానము జరిపిరి. శ్రీ వెంకటేశ్వరరావు కృతజ్ఞత తెలియ చేసిరి.

శ్రీ యం.కె. విశ్వనాథం కార్యదర్శి నివేదికను చదివిరి.

యీ సమితి సభ్యులైన శ్రీ యం. కృష్ణమోహన్ తాము రచించిన "మధుమయం" అను నాటకమును సమితి అధ్యక్షులైన శ్రీ దాసరి వెంకటేశ్వర్లుగారి అంకితమొసంగిరి. శ్రీ వెంకటేశ్వర్లు రచయితను ఆశీర్వదించి, యూతనవస్త్రములు బహూకరించిరి. యీనాటకమును ప్రదర్శించుటకు వాగ్దానమొసంగిరి.

చీకటి తెరలు అను నాటిక ప్రదర్శింపబడెను. వందనములతో కార్యక్రమము ముగిసెను.

• • •

ఒంగోలు పట్టణ యువజన కాంగ్రెసు కార్యకర్తలు పి. సి. సి. మెంబరు శ్రీ జి. గంగాధర రెడ్డి అధ్యక్షతన సమావేశమైరి. ఈసమావేశములో జిల్లా యువజన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి శ్రీ గాదె వెంకటరెడ్డి, తదితర కాంగ్రెసు పెద్దలు పాల్గొనిరి. ఈక్రిందివారిని పట్టణ యువజన కాంగ్రెసు కార్యవర్గమునకు ఏకగ్రీవముగా ఎన్నుకొనిరి.

ప్రధాన కార్యదర్శి: శ్రీ వి. శివరామకృష్ణయ్య, కార్యదర్శులు: శ్రీ యమ్. కృష్ణమోహన్, శ్రీ బి. శంకరరావు, జిల్లా ప్రతినిధులు: శ్రీ వి. సింగారెడ్డి, శ్రీ పి. బాలయ్య, కార్యవర్గ సభ్యులు: శ్రీ టి. లక్ష్మీనారాయణ, శ్రీ వి. లక్ష్మణ, శ్రీ మహమ్మద్ గౌసు, శ్రీ యమ్. కాశీవిశ్వనాథం, శ్రీ వి. కోటేశ్వరరావు, శ్రీ కె. కృష్ణమూర్తి, శ్రీ జి. వి. సుబ్బారావు గార్లు.

నర్సీపట్టణం

అఖిలభారత చేనేతసప్తాహఉత్సవాల సందర్భంగా నర్సీపట్నం చేనేత సహకార సంఘ ఆవరణలో బహిరంగ సభ జరిగెను. నర్సీపట్నం పంచాయితీ సమితి అధ్యక్షులు శ్రీ అంకంరెడ్డి సూరరాజు అధ్యక్షత వహించిరి. సహకార విస్తరణోద్యోగి శ్రీ పి. వెంకట్రావు, పరిశ్రమల విస్తరణోద్యోగి శ్రీ యమ్. వి. ఎస్. మూర్తి, చేనేత సహకార సంఘముల స్పెషల్ సీనియర్ ఇనస్పెక్టర్ శ్రీ రుత్తుల అప్పారావు, నాతవరం చేనేతసహకార సంఘాధ్యక్షుడు శ్రీ కాశిన సూర్యారావు ఉపన్యసించిరి. సభానంతరం తేనీటివిందు జరిగెను. సభాప్రాంగణములో చేనేత వస్త్ర ప్రదర్శనము ఏర్పర్చిరి.

సామర్లకోట

సామర్లకోట శ్రీ ఆంజనేయస్వామి ఆలయ వద్ద శ్రీకొట్టా శరభాచార్యభాగవతార్ కలియుగమున జరుగు భూతభవిష్యద్వర్తమానములు రచించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి కాలజ్ఞాన చరిత్ర హరికథగా చెప్పుతున్నా రున్నారు. ఈ నెల5న స్వామి కళ్యాణమహోత్సవం జరిగింది.ఈ మహోత్సవంలో వేలాదిప్రజలు పాల్గొన్నారు.

శ్రీ దాసుగాపిని ప్రశంసించారు. ఈ సందర్భంలో శ్రీ కొత్త వెంకటరత్నం గార్కి ఆంజనేయ యువజనసంఘంవారు సువర్ణ పతకం పండితశాలువలతో సన్మానంచేసిరి. హరిదాసుగార్కి గ్రామ ప్రజలు 516 రూపాయలు నూతన వస్త్రములు ఇచ్చి సన్మానించిరి.

ఈ కథకు శ్రీచింతలపూడి త్రిమూర్తి మృదంగం, శ్రీరామచంద్రుని వెంకట్రాజు వాయులీనం, శ్రీ అప్పారావు కంజిరా వాయించిరి.

సూర్యాపేట

సూర్యాపేట ప్రైవేటు ఉపాధ్యాయులసంఘ సమావేశం విజయవాడ పట్టణ ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘ ప్రచార ప్రతినిధి శ్రీశంకర్‌దేవ్ గారి అధ్యక్షతనజరిగింది. ఈ దిగువ కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు.

అధ్యక్షులు శ్రీ పరాంకుశము లక్ష్మీనరసయ్య, ఉపాధ్యక్షులు శ్రీ కోట్ల నరసయ్య, ప్రధానకార్యదర్శి శ్రీ ఓరుగంటి రామకృష్ణ సహాయ కార్యదర్శి శ్రీ తిరునగరియాదగిరిస్వామి, కోశాధికారి మరిగంటి కృష్ణమాచార్యులుగార్లు, మరో ఆరుగురు సభ్యులను కార్యవర్గంగా ఎన్నుకొన్నారు...

మార్చి నెలలో విజయవాడలో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఉపాధ్యాయుల మహాసభలో సూర్యాపేట ప్రతినిధివర్గం పాల్గొని జయప్రదం చేయుటకు తీర్మానించారు.

గంట్యాడ

విజయనగరం తాలూకా గంట్యాడ గ్రామంలో సమితి యువజనసంఘ కార్యకర్తల సర్వసభ్య సమావేశం శ్రీవత్సవాయిసత్యనారాయణవర్మ అధ్యక్షతన జరిగింది.

ఈప్రాంత ప్రజలకు ఉపయోగించే గంట కొండప్రాజెక్టు నిర్మించాలని, గంట్యాడలో పోస్టాఫీసు నిర్మించాలనీ తీర్మానించారు.

ఇంటూరు

అమృతలూరు బ్లాకులోని ఇంటూరు గ్రామంలో కీర్తిశేషులైన శ్రీ వల్లభనేని చంద్రశేఖరరావు సంస్మరణ సభ జరిగింది. గాజులూరు వారు 'లంకెల బిందెలు' అను నాటకం ప్రదర్శించారు.

భీమవరం

పశ్చిమ గోదావరిజిల్లా కెమిస్ట్సు అండ్ డ్రగిస్ట్సు ఏదిహేడవ వార్షికసభలో యీ క్రింది కార్యనిర్వాహక వర్గం యెన్నుకోబడింది.

శ్రీ మాచవోల్సి నాగేశ్వరరావు(భీమవరం) ప్రెసిడెంటు, శ్రీ యమ్. అప్పయ్య(కొవ్వూరు) వైస్ ప్రెసిడెంటు, శ్రీ జి. కె.అగస్త్యన్ కార్యదర్శి, శ్రీ బి.వి.భద్రం(పాలకొల్లు) సంయుక్త కార్యదర్శి, శ్రీ టి. వెంకటరత్నంగుప్త (భీమవరం) కోశాధికారి శ్రీయుతులు జి. కామేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, యమ్. కృష్ణమూర్తి, యస్. నరసింహమూర్తి, యమ్. కేశవరావు, తటపర్తి విశ్వేశ్వరరావు, యమ్. వెంకటరత్నం కార్యనిర్వాహకవర్గం సభ్యులు.

• • •

అగ్ని ప్రమాదనిరోధక వారోత్సవము సందర్భంగా అగ్ని మాపకదళంవారిచే జరుపబడెను. ఈ సందర్భంలో యు.ఎల్.సి. యమ్. హైస్కూలు ఆవరణలో శాసనసభ్యులు శ్రీ వాడు వెంకట్రామయ్య అధ్యక్షతను బహిరంగ సభ జరుపబడెను. శ్రీయుతులు కపిలవోగి జగన్నాథం, ఫైరాఫీసరు ఆఫీసరు శ్రీ వెంకటేశ్వరరావు అగ్ని ప్రమాదనివారణోపాయములుగురించి మాట్లాడారు.

రాజమండ్రి

రాజమండ్రి తిరుపతిరాయ కాంగ్రెసు భవనంలో శ్రీ మంచిరాజు చంద్రశేఖరంగారి అధ్యక్షతన రాజమండ్రిలోని హోటళ్ళు, ఫలహారశాలలు, తినుబండారములు తయారీ పరిశ్రమలలోని కార్మికులు సమావేశమై రాజమండ్రిహోటల్సు ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించారు. రిజిష్టరు చేయుటకు తీర్మానించారు. అధ్యక్షులుగా శ్రీ కె.నారాయణరావు, ఉపాధ్యక్షులుగా శ్రీ దుగ్గిరాల క్రిష్ణమూర్తి, శ్రీ కె. గోవిందరావు కార్యదర్శిగా శ్రీ ఎల్.వెంకట్రావుగార్లను ఎన్నుకొన్నారు. సంయుక్త కార్యదర్శులుగా శ్రీ కారుమూరి మార్కండేయులు, శ్రీ కె. వెంకటేశ్వరరావుగార్లు ఎన్నికైనారు.

విజయనగరం

విశాఖపట్నంజిల్లా ఉపాధ్యాయుల గిల్డుకు అధ్యక్షులుగా శ్రీ జి.వి. రామమూర్తి, కార్యదర్శిగా శ్రీ జి. వి. రమణయ్య గార్లు ఎన్నికైనారు.

జగ్గాపురం

జగ్గాపురంలో ఫిబ్రవరి 6న ఒక పోస్టాఫీసు నూతనంగా ప్రారంభించారు.

వరంగల్‌లో బస్సుల కొరత

ప్రజల ఇబ్బందులు

(మన విలేఖరి)

వరంగల్, ఫిబ్రవరి 24:— హనుమకొండ, వరంగల్ పట్టణాలలో తగినంతగా బస్సులు నడపక పోవడంవల్ల, వరంగల్ పట్టణవాసులలో చాలా అసంతృప్తి వ్యాపించి ఉన్నది.

సిటీ బస్సుసర్వీస్ ప్రతి ఇరవై నిమిషాలకు ఉండవలసింది, కాని ఒక గంట నుండి రెండు గంటల వ్యవధిలో నడుపుతున్నారని తెలియజేయబడింది.

వరంగల్ డిపోలో తగినన్ని బస్సులు లేనందునా, తగినంత మంది పనివారలు లేనందునా, బస్సులు నడకలో ఈ పరిస్థితి ఏర్పడిందని మా విలేఖరి దర్యాప్తు చేయగా తెలియజేయబడింది.

విద్యార్థులు సరిగా టిక్కెట్టుసొమ్ము చెల్లించడం లేదనీ, విలువైన సీట్లను వారు పాడుచేస్తున్నట్లు కూడా ఆరోపించబడింది.

వరంగల్ పట్టణంలో ఏడు బస్సులు మాత్రమే తిరుగుతున్నాయనీ, ఇవి చాలవనీ కూడా తెలియజేయబడింది.

జిల్లాలో తిరిగే బస్సులు కూడా చాలినన్ని లేవంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అవసరచర్యలు వెంటనే తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

డాక్టర్ దర్భా రామమూర్తికి సన్మానం

నెల్లూరు, ఫిబ్రవరి 23:— స్థానిక వి. ఆర్. కళాశాల ఇంగ్లీషుశాఖ ప్రధానాచార్యుడు డాక్టర్ దర్భా రామమూర్తిగార్కి 116 రూపాయలతోనూ నూతన వస్త్రాలతోనూ కాలేజి స్టాఫ్ అసోసియేషన్‌వారు సన్మానించారు. శ్రీ తిక్కవరపు రామిరెడ్డి అధ్యక్షత వహించారు.

కళాశాలప్రిన్సిపాలు శ్రీ ఆర్. సుబ్బారెడ్డి స్వాగతం చెప్పారు.

శ్రీయుతులు ఎ. రామిరెడ్డి, నరసకవి మోచర్ల రామకృష్ణయ్య, ఎన్. కృష్ణమూర్తి, ప్రభృతులు ప్రసంగించారు.

శ్రీరామమూర్తి ఉచితరీతి కృతజ్ఞతతెల్పారు. సంఘకార్యదర్శి శ్రీ పద్మనాభరావు అభినందనలు తెల్పారు.

కుమారి సౌదామిని భరతనాట్య ప్రదర్శనాలు

(మనవిలేఖరి)

ఒంగోలు, ఫిబ్రవరి 22:— స్థానిక జయరాం టాకీస్ హాలులో కుమారి సౌదామిని తన అద్భుత నటనాకౌశల్యంతో భరతనాట్య ప్రదర్శనాలు జరిపారు.

వయస్సుకు చాల చిన్నదైనప్పటికీ, సుమారు 2000వేలమంది ప్రేక్షకుల సమక్షాన, సుమారు తొమ్మిది వివిధ నాట్య క్రమాలు, శాస్త్రీయ పద్ధతులతో జరిపి ప్రేక్షకుల నచ్చురువు గోరి పారు.

త్వరలో ఇంగ్లాండు మొదలగు ఐరోపాదేశాలలో భరతనాట్య ప్రదర్శనాలిచ్చుటకు వెళ్ళనున్న సందర్భంలో, ఆంధ్రలో తొలిసారిగా ఒంగోలులో యీ ప్రదర్శన యేర్పాటు చేయబడింది.

ఈమె శ్రీ టి. ఆర్. మణిగారి శిష్యురాలు. ప్రదర్శనాలఅనంతరం శ్రీ యం. వి. యస్. శర్మ, శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణ ప్రశంసించారు. శ్రీ కామేశ్వరరావు దంపతులను, కుమారి సౌదామిని గారలను సత్కరించారు.

శ్రీ అన్నా ప్రగడ కామేశ్వరరావు వాట్లాడుతూ, తమ రాజకీయ జీవితం మొదలు నేటి వరకు వారిచరిత్రను వివరించారు.

ఒంగోలు పన్నుల వ్యవహారం

పన్నుచెల్లింపుదార్ల సంఘానికి, కౌన్సిలుకు రాజీ

(మన విలేఖరి)

ఒంగోలు, ఫిబ్రవరి 24:— మొన్న సాయంకాలం శ్రీ నరవా నారాయణరావు అధ్యక్షతన జరిగిన మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో యీ క్రింది తీర్మానం యేకగ్రీవంగా ఆమోదించారు.

ఒంగోలు పన్ను చెల్లింపు దారుల సంఘంతో సంప్రదింపులు జరిపిన మీదట పన్ను చెల్లింపుదారుల సంఘంవారు. దానితో వారు గెలుపొందిన అన్ని సదుపాయాలు కోర్టు వ్యవహారాలు వదులు కొనుచున్నందున, రాజీగా 1956లో జరిగిన పన్నుల రివిజన్‌కు ముందుగల పాత పన్నులను 1960—61 వసూలు చేసుకొనుటకు, 1—4—61 నుండి కనీసం 5 సంవత్సరాలు పన్నుల రేటు 5 శాతం తగ్గించుటకు, (యీ 5 శాతంలో 3 శాతం యింటిపన్నుల పైన, ఒకశాతం లైటింగు పన్నుల పైన, ఒక శాతం విద్యాపన్ను పైన, మొత్తం 5 శాతం) యీ పై యేర్పాటు ప్రకారం జరిగిన రాజీ పథకమును అంగీకరించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిని కోరారు.

కొత్త పబ్లిక్‌వర్క్సు కమిటీ

మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో యిటీవల నిర్మింపబడిన 'పబ్లిక్‌వర్క్సు కమిటీ' రద్దుచేస్తూ యీ క్రింది వారితో క్రొత్త కమిటీని ఎన్నుకున్నారు: డా. సి. రామకృష్ణ (వైస్ ఛైర్‌మన్), యస్. సీతారామయ్యనాయుడు, వాకా వెంకటస్వామి రెడ్డి, కొణిజేటి శివన్నారాయణ, యెండేటి వెంకటేశ్వర్లు, ముండూరు వెంకటాద్రి, ఆదిపూడి వెంకట సుబ్బారావు, మహమ్మద్ ఖాశింగారలు.

శ్రీ దాసరి నారాయణ రావుగారు డిసెంటు నొసంగారు. శ్రీ వరదా నారాయణరావు (ఛైర్‌మన్) గారధ్యక్షత వహించారు.

సన్‌షేడ్లపై పెంచిన పన్ను

రద్దుచేయాలని గుడివాడ రేటు పేయర్ల విజ్ఞప్తి

(మనవిలేఖరి)

గుడివాడ, ఫిబ్రవరి 23:— గుడివాడ లోని ఇండ్లకు అమర్చే సన్‌షేడ్ల మీద పెంచిన పన్ను రద్దుచేసి, పూర్వపుస్థాయికి తగ్గించాలని గుడివాడ రేటుపేయర్ల సంఘం కమిటీ శ్రీ చోడవరపు సుబ్బారావు అధ్యక్షతన సమావేశమై తీర్మానించింది.

హోటళ్ల యజమానులు తమ హోటళ్ల తాలూకు మురుగునీటికిగాను నిర్బంధంగా వారిచే కుండీలు కట్టించే ఏర్పాటు చేసి, బండ్లలో ఆ నీటిని దూరప్రాంతానికి తీసుకు పోయేందుకు తగు చర్యలు మునిసిపాలిటీ తీసుకోవాలని కోరారు.

మునిసిపాలిటీ ప్రాంతంలో లారీలు తక్కువ వేగంతో నడిపేటట్లు చూసి, ప్రమాదాలు కలగకుండా తగుచర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

నర్సాపురం పురపాలకసంఘ బడ్జెట్

(మన విలేఖరి)

నర్సాపురం, ఫిబ్రవరి 23:— నర్సాపురం పురపాలకసంఘ ఛైర్మన్ డాక్టర్ పొన్నపల్లి సుబ్రహ్మణ్యంగారి అధ్యక్షతన సమావేశమయింది.

మున్సిపల్ కమీషనర్ శ్రీ బాలకృష్ణారావు 1961—62 బడ్జెటు ప్రతిపాదించారు.

అందు ముఖ్యంగా రు 83,000తారురోడ్లకు, రు 10,000 మురుగుకాల్వపై బ్రిడ్జి నిర్మాణమునకు పబ్లిక్‌మార్కెట్ భవనాల నిర్మాణమునకు రు 30,000 ఆఫీసు భవన నిర్మాణమునకురు 27,000, పార్కు అభివృద్ధికి రు. 8,000, గ్రంథాలయ అభివృద్ధికి రు.2,000 కేటాయించారు.

పట్టణంలో ప్రస్తుతం ఉన్నవిగాక 200 ఎలక్ట్రిక్ లైట్లు 32 మెర్క్యూరీలైట్లు వేయించుటకు తీర్మానించారు.

పేరుకలపూడిలో 60 గంటల సైకిల్ స్వారి

పేరుకలపూడి, ఫిబ్రవరి 23:— గోసాల వాస్తవ్యుడైన నరసింహారావు అనే 16 ఏళ్ళ యువకుడు యిక్కడ చెట్టు క్రింద ఏక ధాటిగా సైకిల్ స్వారిచేశాడు. ఈ 15 వతేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించి 17వ తేదీ రాత్రి 12 గం.లకు సైకిల్ దిగినాడు. ఈ 3 రోజులలో 5 రూపాయల కాగితమునకు సూది గుచ్చి కనురెప్పతో పైకి ఎత్తుట, రెండు చేతులతో రెంటు బాటుదాళ్ళు ఎత్తుట, రెండుచేతులతో రెండుబిందెలు నోటితో ఒక బిందె ఒకేసారి ఎత్తుట, గ్రామమంతయు తిరుగుచు సైకిల్ దిగకుండా 100 బిందెలు నీరు స్నానము చేసినాడు. ఇంకా అనేక ఫీట్సు చేసి ప్రజలను ఆశ్చర్యపరచినాడు. గ్రామములోని పెద్దలు రెండు వెండిమెడల్సు, దాదాపు రు 300 బహూకరించినారు. అనేకమంది గ్రామ ప్రజలు ఈ ప్రదర్శనము చూచి నరసింహారావుని కొనియాడారు.

శ్రీ దావూద్ కవికి సన్మానం

చిలకలూరిపేట, ఫిబ్రవరి 23:— ఆర్. వి. యస్. సి. వి. యస్. హాయ్యర్ సెకండరీ స్కూలులో కర్నూలు ఉస్మానియాకాలేజి పండితులైన షేక్ దావూద్‌సాహెబ్ గార్కి హెడ్‌మాస్టరు గారైన శ్రీ దేవరకొండ లక్ష్మీ నరసింహంగారి అధ్యక్షతను సన్మానము జరిగింది. విద్వాన్ శ్రీ ధూళిపాళ వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీ జాస్తి వెంకట నరసయ్యు దావూద్ గారి కవితారీతులను సోదాహరణముగా వివరించిచెప్పిరి. ఉపాధ్యాయ సంఘం తరఫున, ప్రధానోపాధ్యాయులు దావూద్ కవిగార్కి నూటపదహార్లు సమర్పించిరి. భారతసమితి తరఫున ఖద్దరు వస్త్రములు సమర్పింపబడెను.కవిగారు తమ కృతజ్ఞతను పద్యరూపమున తెలిపిరి.

అఖిలభారత పెట్రోలు వ్యాపారుల మహాసభ

న్యూఢిల్లీలో మార్చి 11 నుంచి 13 వరకు

విజయవాడ, ఫిబ్రవరి 23:— ఆంధ్రప్రదేశ్ పెట్రోలు డీలర్సు అసోసియేషన్ గౌరవ కార్యదర్శి శ్రీ ఆర్.వి. రాఘవరావు ఇలా ప్రకటిస్తున్నారు:

అఖిలభారత పెట్రోలు వ్యాపారస్థుల సమావేశం న్యూఢిల్లీలో మార్చి 11, 12, 13 తేదీలలో జరుగుతుంది.

కేంద్రమంత్రి శ్రీ కె. డి. మాలవీయ ప్రారంభిస్తారు. పెట్రోలు. కెమి. ఎస్. డి. వ్యాపారస్తులు అంతా పాల్గొనవచ్చును. ఈ వ్యాపారస్తులకు సంబంధించిన అన్ని సమస్యలు ఈ సభలో చర్చించబడును. ఇంకా వివరాలు కావలసినవారు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పెట్రోలు డీలర్సు అసోసియేషన్ కార్యదర్శి వద్దనుంచిగాని లేక కలకత్తా, నెం.6, మిషన్‌రోవ్ ఎక్స్టెన్షన్‌లోగల అఖిలభారత పెట్రోల్ డీలర్సు అసోసియేషన్‌కుగాని వ్రాసి పొందవచ్చును.

విజయవాడలో ఫిలటాలిక్ బ్యూరో

మార్చి నుంచి ఏర్పడే సూచన

విజయవాడ, ఫిబ్రవరి 25:— విజయవాడ తపాలా బిళ్ళల సేకరణ సంఘం అధ్యక్షులు శ్రీ అట్లూరి రామశాస్త్రి పోస్టుమాస్టరు జనరల్ శ్రీ వార్కెన్ డిల్లిమాను కలిసి విజయవాడ పట్టణంలో తపాలా బిళ్ళల సేకరణ కొరకు ఫిలాటలిక్ బ్యూరోను ఏర్పాటు చేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. పోస్టుమాస్టరు జనరల్ విజ్ఞప్తికి సమాధానమిస్తూ ప్రస్తుతం విజయవాడ పెద్ద పోస్టాఫీసులో స్థలం చాలందలేదనీ గాంధీనగరంలో త్వరలో ఏర్పాటు చేయనున్న బట్వాడా కార్యాలయంలో ఈ బ్యూరోను మార్చి 15న ఏర్పాటు చేయగలమని అన్నారు.

ఈ విషయంలో ఆసక్తికల సభ్యులు తపాలా బిళ్ళల సేకరణ ఉద్యమంలో ఉత్సాహం చూప వలసిందిగా శ్రీ రామశాస్త్రి కోరుచున్నారు. వివరాలకు ది విజయవాడ ఫిలటాలిక్ అసోసియేషన్, శ్రీ ఎ. ఆర్. శాస్త్రి, స్టార్ జ్యూయలరీమార్టు, విజయవాడ—1 అని వ్రాసి పొందవచ్చును.

విజయవాడ కెమెరా క్లబ్‌వారి ఫొటోల పోటీలు

విజయవాడ, ఫిబ్రవరి 24:— విజయవాడ కెమెరాక్లబ్ మార్చి, ఏప్రిల్, మే నెలలో ఫొటోగ్రాఫిక్‌పోటీలనిర్వహిస్తున్నారు. మార్చి నెలలో ఏదిబేరగాళ్ళు, ఏప్రిల్‌లో ఉగాది, మేలో బిచ్చగాళ్ళు పోటీ విషయాలుగా వుంటాయి. ప్రతినెల 25 తారీకులోపల ఆయా పోటీలకు $8\frac{1}{2} \times 6\frac{1}{2}$ సైజులో 0—30 నయాపైసల రుసుముతో ఫోటోలను శ్రీ సి. మోహనమూర్తి, కార్యదర్శి, విజయవాడ కెమెరాక్లబ్ ఏలూరు రోడ్డు, విజయవాడ—2. అని పంపాలి.ప్రతి కాంపిటీషన్‌కు 3బహుమతులుఇస్తారు. ఈ బహుమతులుజూన్ నెలలో జరుగు ప్రత్యేకసభలో ఇస్తారు. ఈపోటీలలో ప్రతివారుపాల్గొనవచ్చును.

ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్సు

విజయవాడ, ఫిబ్రవరి 22:— కళ, చిత్రలేఖనం, శిల్పం మొదలైన లలిత కళలను ప్రోత్సహించుటకు దీనిలో ప్రజ్ఞ సంపాదించిన కళాకారులకు తమ కళలు ప్రదర్శించేటందుకును అవకాశంకల్పించుటకై కళాకారులు, కళావేత్తలు, అభిమానులనుకలిసి ఒక సంఘాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. దీనికి శ్రీయుతులు అమంచర్ల గోపాలరావు, కొప్పాడ వేణుగోపాలరావు, గొల్లపల్లి వెంకటేశ్వరరావు, ఎమ్. ఎస్. మూర్తి, యార్లగడ్డ పూర్ణచంద్రరావు గారలు సమావేశకర్తలుగా వుండి ఇలాంటి సంస్థ స్థాపించవలసిన ఆవశ్యకతను గురించి చర్చించారు. కళాకారులు కలిసి ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్సుగా ఏర్పడిరి.

సమావేశకర్తగా శ్రీ ఎం.ఎస్. మూర్తిగారిని ఎన్నుకొన్నారు.

గుంటూరుకు చాందాకమిటీ రాక

విజయవాడ, ఫిబ్రవరి 25:— కేంద్ర ప్రభుత్వం ఎక్సైజుశాఖలో మార్పులను సూచించేందుకై ఏర్పాటుచేసిన చాందా సంఘం వారు మార్చి 2 న గుంటూరుకు వస్తారు. అక్కడ వారు పొగాకు పరిశ్రమకుసంబంధించిన వారి సాక్ష్యం సేకరిసారు.

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఎక్సైజు నాన్ గెజిటెడ్ ఆఫీసర్సు అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఇటీవల ఇక్కడ జరిగింది. శ్రీ ఎం. డి. చిదంబరరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి శ్రీ ఆర్. ఎస్. మూర్తి ప్రసంగిస్తూ, చాందా సంఘంవారికి ఒక విజ్ఞప్తిని ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో సమర్పించనున్నామన్నారు.

శ్రీ సి. శంకరరావు అభినందనలు తెల్పారు.

రోటరీ ప్రసంగం

విజయవాడ, ఫిబ్రవరి 25:— విజయవాడ సబ్ కలెక్టర్ శ్రీ రమేష్‌గోపాల్ రోటరీక్లబ్‌లో ప్రసంగిస్తూ, సాంఘిక సేవా సంస్థలు రెడ్‌క్రాస్ సొసైటీ, గిల్డ్ ఆఫ్ సర్వీసుల వలె సమర్థవంతంగా పనిచేయా లన్నారు.

శ్రీ ఎం. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. శ్రీ ద. వెంకటేశ్వరన్ అభినందనలు తెల్పారు.

ఏకనాథ భాగవతం ప్రాతప్రతి

శ్రీమద్భాగవత ఏకాదశ స్కంధమునకు ఏకనాథ మహాకవి నిచే మహారాష్ట్ర భాషలో వ్రాయబడిన వ్యాఖ్యా గ్రంథమును శ్రీ మల్లాది వీరరాఘవ సోమయాజులు గారు రెండు బైండువుస్తకములలో ఆంధ్రానువాదము చేసినారు. ప్రమాదవశమున ఆ పుస్తకములు హైదరాబాద్—కాచిగూడ లోకల్ రైలులోపోయినవి. ఎవరికైనా దొరికినచో గ్రంథకర్తకు మల్కాజిగిరి, హైదరాబాద్—17 కు చేర్చినచో వారికి కృతజ్ఞుడనని గ్రంథకర్త కోరుచున్నారు.

వేలం నోటీసు

సూపరింటెండెంట్ కార్యాలయం
ప్రభుత్వ పశువుల ఫారం, బనవాసి

ఇందుమూలముగ తెలియజేయడ మేమనగా, యీ ఫారమునకు సంబంధించిన, పనికిరాని ముద్రావేసిన పశువులు, మరియు బళ్లారి జాతి గొర్రెలు 21—3—61వ తేదీ ఉదయము 10 గంటలనుండి బనవాసి ఫారం ఆవరణములో బహిరంగముగా వేలం వేయబడును. వేలంపాట పాడదలచినవారు ముందుగా 100 రూపాయలు డిపాజిట్ కట్టవలయును. పాటపాడినవారికి డిపాజిట్ వాపసు యివ్వబడును. పాట పాడినవారు పూర్తి మొత్తము చెల్లించి వేలంపాడిన పశువులను, తక్షణము తీసుకొనిపోవలయును. వేలం నిలుపుటకును మరియొకతేదికి వాయిదావేయుటకును సూపరింటెండెంటుగారికి హక్కు కలదు. ఇతర వివరములు ఫారం ఆఫీసునుండి పొందవచ్చును.

(సం) యల్. మోతీసింగ్
సూపరింటెండెంటు, బనవాసిఫారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుచ్ఛక్తి శాఖ శ్రీశైలం జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టు టెండరు ప్రకటన

పని పేరు:— డోర్నాల — శ్రీశైలం రోడ్డుపై 44 కి. ఎం. వద్దనుంచి శ్రీశైలం ఆనకట్ట స్థలంవరకు — మై. 3/2 వద్ద నుంచి మై. 6/2. వరకు — మెటల్ రోడ్డు నిర్మాణం.

పైన పేర్కొన్న పనికిగాను కర్నూలుజిల్లా శ్రీశైలం (పోస్టు)లోని శ్రీశైలం జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు,1961 మార్చి 27 వ తేదీ సాయంత్రం 3 గంటలవరకు సీలు వేసిన టెండర్లు స్వీకరిస్తారు.

కంట్రాక్టు పద్ధతి :— కె. ఓ.

బయానాధనం డిపాజిట్లు:—

రీచ్			ఒ ధ ర
మై. 3/2	నుంచి 4/2	వరకు	రు 1,925.
మై. 4/2	నుంచి 5/2	వరకు	రు 3,975.
మై. 5/2	నుంచి 6/2	వరకు	రు 4,600.

ఈ మొత్తాలను చలాను రూపంలో మాత్రమే చెల్లించాలి.

టెండరు పత్రాల ఖరీదు:— అమ్మకం, పన్నుతోసహా రు. 10—20 అను రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియాలోగాని లేక ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా ట్రెజరీలోగాని "ప. వ. III ఇతర చెల్లింపులు — శ్రీశైలం డివిజను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఖాతాకు ఎనాల్సిన" అనే పద్దుకు జమ కట్టాలి.

టెండరు పత్రాలు మొదలైనవాటిని, హైదరాబాదు — దక్కన్ కైరతాబాదు (పోస్టు) లోని సివిల్, ఇన్వెస్టిగేషన్స్ సూపరింటెండింగ్ ఇంజనీరువద్దనుంచిగానీ, శ్రీశైలంలోని శ్రీశైలం డివిజను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువద్దనుంచిగానీ, 1961 ఫిబ్రవరి 27వ తేదీనుంచి ఆఫీసులు పని చేసే ఏదైనా రోజున దరఖాస్తుతోసహా చలాను దాఖలుచేసి పొందవచ్చును.

(సం) సూపరింటెండింగ్ ఇంజనీరు తరఫున
సివిల్, ఇన్వెస్టిగేషన్స్, ఆంధ్రప్రదేశ్.
తంతి చిరునామా: 'హైడ్రాలిక్స్'

కంపెనీ నోటీసు

హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్

ఇందుకు సంబంధించిన యావన్మందికీ తెలియపరచున దేమనగా, కంపెనీ మెంబర్ల రిజిష్టరు, ట్రాన్సుఫర్ పుస్తకములు 22—3—61 నుంచి 24—3—61 వరకును (రెండురోజులు సహా) తిరిగి 12—4—61 నుంచి 18—4—61 వరకున్ను (రెండురోజుల సహా) మూసియుంచబడును.

కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశము బొంబాయిలో 18—4—61 తేదీ మంగళవారము జరుగును. నోటీసు, లెక్కలు 20—3—61 తేదీనాటికి మెంబర్ల రిజిస్టరులో పేర్లు నమోదైవున్నవారి కందరికి పంపబడును.

బోర్డువారి ఆనుమతిని.

ఎస్. హెచ్. గుర్‌సహాని
సెక్రటరీ.
బొంబాయి, 25—2—61.

సంగ్రహ ప్రకటన

ప్రకటన

నా క్లయింటు యేలూరు తాలూకా వెంపాడు గ్రామ కాపురస్థులు, శ్రీమతి గారపాటి దుర్గమ్మగారు నాకు యిచ్చిన సంజాయిషీ ప్రకారం యిందుమూలముగా తెలుపునదేమనగా.

నా క్లయింటుగారుతన2వకుమార్తె అయినమద్దాలి సరోజనీదేవిగారి పేరను ది. 16—12—1957 సం.రం. తేదీని గిఫ్ట్ సెటిల్‌మెంటు దస్తావేజరీత్యా, కొక్కిరపాడు, వెంపాడు, పెదపాడు గ్రామంల తాలూకు మొత్తం య. 64—70 సెంట్ల భూమిని వెందజేసియున్నది. దర్మిలాను, సదరు మదా లిసరోజినిదేవి 24—4—1959వ సదరు ఆస్తి సదరు సరోజనీదేవి తదనంతరం నా క్లయింటు అయిన శ్రీమతి గారపాటి కరుదుర్గమ్మగారికి దానవిక్రయాది సమస్తహక్కులతో సంక్రమించునుగాగున "ఒక విల్లు వ్రాసి" సదరుసరోజనీదేవి చనిపోయినది. సదరుయావత్తు భూములు నా క్లయింటు స్వాధీన హక్కుభుక్తములలో యున్నవి. సదరు భూములయిందు యితరులకు యెవ్వరికి యేవిధమయిన హక్కులున్నూలేవు. సదరు మద్దాలి సరోజనీదేవి భర్త అయిన కృష్ణాజిల్లా, పునాదిపాడు కాపురస్థులు, మద్దాలి రాధాకృష్ణప్రసాదు సదరు భూములు అమ్మేటకు ప్రయత్నించుచున్నట్లు తెలియవచ్చినది. అట్లు అమ్మేటకు నా క్లయింటు అభ్యంతరమున రాధాకృష్ణప్రసాదుకు యేవిధమయిన హక్కున్నూ లేదు. సదరాస్తులు అమ్మినను యెవరు ఆయినను కొన్నను చెల్లవని యావన్మందికి తెలియచేయడమైనది.

దేవరకొండ శివకుమారశాస్త్రి,
అడ్వకేటు, ఏలూరు. 24—2—61

Use Sulekha FOUNTAIN PEN INK

"సులేఖ" సిరా

సాఫీగా ప్రవహించును

Special

SULEKHA WORKS LTD., CALCUTTA-32

అందరి మన్ననలను పొందినవి

TRAYONS

"ట్రియాన్స్" రేయాన్ నూలుతో చేయబడిన వస్త్రములు అందరు యిష్టపడెదరు. "ట్రియాన్స్" రేయాన్ నూళ్లు, శాస్త్రీయ పద్ధతిన ఇండియాలో యీ విధముగా తీయువానిలోకెల్ల మొదటివి. ధర సరసము. ఎక్కువ మన్నిక. ఆకర్షణీయమైన దుస్తులకు తగినవి.

ట్రియాన్స్ రేయాన్ నూళ్లు 100, 120, 150, 300 నెంబర్లలో తయారగుచున్నవి.



స్టాకిస్టులు:

రేయాన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్

నెం. 61, శంకుదాస్ వీధి, మద్రాసు. 1

ఫోన్ నెంబరు: 31641 తంతి: 'CELYARN'

బ్రాంచిలు:

ఫోన్: 253 తంతి: 'CELYARN' 68/416, మెయిన్‌రోడ్, పేట్, సేలం.

ఫోన్: 598 తంతి: 'CELYARN' 114/A, సౌత్ మాసి వీధి, మదురై.

ఫోన్: 3441 తంతి: 'RAYONS' యునైటెడ్ ఇండియా బిల్డింగ్, అవనాసి రోడ్, కోయంబత్తూరు.

తృతీయ ప్రణాళికలో ప్రత్తి ఉత్పత్తి

72 లక్షల బేళ్ల వరకు నిర్ణయించాలని విజ్ఞప్తి

బొంబాయి, ఫిబ్రవరి 26 :— తృతీయ ప్రణాళికలో ప్రత్తి ఉత్పత్తి లక్ష్యాన్ని 72 లక్షల బేళ్ల వరకు నిర్ణయించాలని కేంద్ర ప్రత్తి వ్యవహారాల సంఘం ప్లానింగ్ కమిటీకి సూచించినది. ద్వితీయ ప్రణాళిక పూర్తి అయ్యేసరికి 54 లక్షల టన్నుల ప్రత్తి బేళ్లు ఉత్పత్తి కావాలని యిదివరకు నిర్ణయించారు.

అన్నివిధాలా కృషిచేస్తే, తృతీయ ప్రణాళిక నాటికి 72 లక్షల బేళ్లు మాత్రమే కాకుండా, అంతకుమించి కూడా ఉత్పత్తిని సాధించ వచ్చుని భారతీయ ప్రత్తి వ్యవహారాల సంఘం స్పష్టం చేసింది.

నిన్న జరిగిన ప్రత్తి వ్యవహారాల సంఘం సమావేశానికి మిల్లు పరిశ్రమ ప్రతినిధులు, ప్రత్తి ఉత్పత్తిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు.

కజగం నాయకుని నిరాహార దీక్షా విరమణ

మద్రాసు, ఫిబ్రవరి 26 :— ద్రవిడ మున్నేట్రకజగం నాయకుడూ, పార్లమెంటు సభ్యుడూ అయిన శ్రీ ఇ. వి. కె. సంపత్ పార్టీలో క్రమశిక్షణను నెలకొల్పేందుకుగాను ప్రారంభించిన నిరాహారవ్రతాన్ని నిన్నసాయంత్రం విరమించారు. ఈయన ఈ నిరశనవ్రతం గురువారంనాడు ప్రారంభించారు. పార్టీ కార్యదర్శి శ్రీ సి. ఎన్. అన్నాదురై పార్టీలో పవిత్రతను నెలకొల్పగలననీ, సంస్కరించగలననీ ఇచ్చిన హామీదృష్ట్యా తాను నిరశనవ్రతాన్ని మానివేసినట్లు శ్రీ సంపత్ పి. టి. ఐ. విలేకరికి తెలియజేశారు. శ్రీ సంపత్ ఇచ్చిన సలహాలు పాటించేందుకు పార్టీ నేటి సాయంత్రం సమావేశం అవుతున్నది.

భోపాల్‌లో నిషేధ ఉత్తర్వు

భోపాల్, ఫిబ్రవరి 26 :— భోపాల్ అదనపు జిల్లా మేజిస్ట్రేటు హోళీ, రంగపంచమి పండుగల దృష్ట్యా మార్చి 8 వరకూ ఆయుధ ధారణ, ఇటుకరాళ్లు వగైరాలు విసరటం, రంగునీళ్లు చల్లడం మొదలైన వాటిని నిషేధిస్తూ ఉత్తర్వు జారీచేశారు.



భద్రాచలం కేంద్రంలో క్లబ్ మాస్టర్ల శిక్షణ పొందిన మూడు జిల్లాల ఉపాధ్యాయులు. క్యాంపు ఆఫీసరు శ్రీ టి. యస్. యస్. శర్మ- క్యాంపు కార్యదర్శి శ్రీ టి. వి. జి. ఆర్. కృష్ణమూర్తిగార్లు కూడా ఈ చిత్రంలో గలరు

ఆసియా దేశాలకు పాశ్చాత్యదేశాల సహాయం

—:x:—

ప్రజాస్వామ్య విజయానికి అవసరమని బ్రిటన్ మాజీ ప్రధాని అట్లీ అభిభాషణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:— ఇండియా తదితర ఆసియా దేశాలు ఆర్థికాభివృద్ధికొరకు సాగిస్తున్నకృషికి పాశ్చాత్యదేశాలు యెంతవరకు తోడ్పడగలవనే దానిపైనే, ప్రజాస్వామ్యదేశాలు, నియంతృత్వదేశాలమధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సిద్ధాంత సంబంధమైన సంఘర్షణల పర్యవసానం ఆధారపడి ఉండగలదని బ్రిటన్ మాజీ ప్రధాని లార్డ్ అట్లీ నిన్న ప్రకటించారు.

చైనా ఇండియా దేశాలు అనుసరిస్తున్న మార్గాలలో ఏదేశం ఆదర్శాన్ని పాటించడ మనేదే వెనుకబడిన ఆసియాదేశాలు ముందున్న ప్రధాన ప్రశ్న అని అట్లీ పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ స్పష్టంచేశారు.

"ఇటీవల కొంతవరకు కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ, చైనా మొత్తంమీద కొంత అభివృద్ధిని సాధించింది. తమ తమ ఆర్థిక యిబ్బందుల నివారణకు, ఇండియా తదితర ఆసియా దేశాలు సాగిస్తున్న కృషికి పాశ్చాత్య దేశాలు ఎంతవరకు సహాయం చేయగల వనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది" అని శ్రీ అట్లీ అన్నారు.

చైనాకు అపారంగా జనసంపద ఉన్నందున, ఆ దేశానికి సామ్రాజ్య విస్తరణకాంక్ష ఉండడం సహజం కావచ్చునని, అందుచేతనే చైనా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.

చైనా రష్యాలమధ్య సిద్ధాంత సంబంధమైన విభేదాలను ప్రస్తావించి, ఈ రెండు దేశాలు కలసిమెలసి ప్రవర్తించడం లేదనేదినిజమేనన్నారు.

ఇండియా పాకిస్తాన్ ఉమ్మడి రక్షణసంధి

ఇండియా పాకిస్తాన్ దేశాలు ఉమ్మడి రక్షణ సంధిని ఏర్పాటు చేసుకొనడం గురించి మీ అభిప్రాయ మేమిటని ప్రశ్నించగా, 'దురాక్రమణను ఎదుర్కొనడానికి అలా చేయడం మంచిదే' నని అట్లీ సమాధానమిచ్చారు.

"ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల దృష్టిలో చైనాయే దురాక్రమణ దేశం కదా! కాబట్టే ఇండియా పాకిస్తాన్ దేశాలు ఉమ్మడి రక్షణ సంధిని ఏర్పాటు చేసుకోవడం మంచిదే. తటస్థంగా ఉండి లాభంలేదు. మీరు తటస్థంగా ఉన్నప్పటికీ, మీ దేశంపైన దురాక్రమణ జరిగింది" అని అట్లీ వివరం చేశారు.

కాంగో గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడ ఉన్న సమితి సైన్యం, సరియైన అంతర్జాతీయ సైన్యం కాదని, అయినప్పటికీ కాంగోలో శాంతి భద్రతల స్థాపనకు సమితి సైన్యం కృషిచేయాలని సూచించారు.

కాంగో ప్రజలనుబెల్జియమ్ అభివృద్ధి పరచలేదని, అక్కడ ఉన్న యిబ్బంది యిదేనని శ్రీ అట్లీ అన్నారు.

అంతర్జాతీయ సైన్యం

అంతర్జాతీయ సైన్యానికి ఉండవలసిన లక్షణాలు గురించి వివరించ వలసిందని అభ్యర్థించగా శ్రీ అట్లీ యిలా అన్నారు:

"అప్పటికప్పుడే అవసరంకొద్దీ కొన్ని సైనిక దళాలనుచేర్చిఅంతర్జాతీయ సైన్యంఏర్పాటుచేయడంలో ప్రయోజనం ఉండదు. నిర్మాణయుతంగా యీ పని చేయాలి. అన్నిదేశాల ప్రజల నుండి యిలాంటి సైన్యం లోనికి చేర్చుకోవడం అవసరం. ఈ సైనికులు అందరు తమ తమ దేశాలకు చెందిన జాతీయ సైన్యాలకు అతీతంగా, స్వతంత్రంగా ఉండాలి".

మొదటినుండి అంతర్జాతీయ పోలీసుదళం ఏర్పాటుచేయాలని, తాను చర్చిల్ వాదిస్తూ వచ్చామని అట్లీ పేర్కొన్నారు.

అట్లీ అనేక ప్రశ్నలకు తనకు సహజమైన హాస్యధోరణిలో సమాధానమిచ్చారు. లండన్‌లోని ఇండియా శైబరిని భారతదేశానికి అప్పగిస్తారా అని ప్రశ్నించగా,ఆవిషయమై నికి తాను ఎన్నడూ పరిగిలించ లేదన్నారు.

గోవా, తదితర వలస ప్రాంతాలపై విదేశాల ఒత్తిడికి లోనయినప్పుడు పోర్చుగల్ తన విధానాన్ని మార్చుకొనడం జరుగుతుందికదా అని ప్రశ్నించగా అది సహజమేనన్నారు.

పోర్చుగల్‌పైన బ్రిటన్ తన పలుకుబడిని వినియోగించి, ఆదేశం తనవిధానాలను మార్చుకొనేటట్లు చేయగలదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, 14 వ శతాబ్దం నుండి పోర్చుగల్ బ్రిటన్‌ల మధ్య ఒప్పందం కలదన్నారు.

ఇండియా గురించి మీ అభిప్రాయ మేమిటని ప్రశ్నించగా లార్డ్ అట్లీ యిలా అన్నారు:

"ఢిల్లీలో నేను కొద్దిరోజులపాటు మాత్రమే ఉన్నాను. కాబట్టి నేను తొందరపడి ఏమీ చెప్పడం తగదు. ఒకటి మాత్రం స్పష్టం. అన్నిరంగాలలోను నిర్మాణయుతమైన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి."

లేబర్‌పార్టీ భవిష్యత్తు

లేబర్‌పార్టీ భవిష్యత్తు గురించి ప్రశ్నించగా మరలా తాము అధికారంలోకి రాగలమని అట్లీ అన్నారు. "మాకెప్పుడు యిబ్బందులు మామూలే

భారత సైన్యం బాధ్యతలు

శ్రీ కృష్ణమీనన్ వివరణ

చండీఘర్, ఫిబ్రవరి 26:— అంతర్జాతీయరంగంలో భారతసైనికదళాలు ఇప్పటికే చేసివున్న వాగ్దానాలనుచెల్లించవలసి వుంటుందని రక్షణమంత్రి శ్రీ కృష్ణమీనన్ నేడిక్కడ పంజాబ్ లెజిస్లేచర్ ఉభయసభలసమావేశంలో తెలియజేశారు.

కాంగోకు భారత సైన్యాలను పంపడంగురించి వెలువడిన వార్తలను ప్రస్తావించి ఆయనయిలా అన్నారు:

"కాంగోకు సైన్యాలను అధికంగా పంపించినట్లయితే, సరిహద్దును రక్షించేభారం పంజాబ్ పోలీసులకు మరింత అధికమవుతుంది. ప్రాంతీయ సైన్యాన్ని, ఎన్. సి. సి. దళాలను కూడా వినియోగించవలసివస్తుంది. మన సరిహద్దు చాలా పొడవైనది. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై వున్నది. ఆ బాధ్యతను మనం త్రోసిపుచ్చలేము."

భారత—చైనా వివాదంలో సోవియట్ యూనియన్ భారత దేశంపట్ల మిత్రత్వపైఖరితోనున్నదని ఆయన అన్నారు.

ఈ విషయంలో సోవియట్ యూనియన్ చైనాకు సగాయమే చేయదలచుకుని వుంటే, మనకు తగిన సమాచారం అందజేసి సహాయంచేసి వుండేది కాదనీ, చైనావంటి కమ్యూనిస్ట్ భదిదేశాన్ని రష్యా సమర్థించక పోవడమన్నది చరిత్రలో ఇదే ప్రథమ పర్యాయమని శ్రీ కృష్ణమీనన్ అన్నారు.

ఇలాంటి వాటిగురించి నేను అంత పట్టించుకోను" అని శ్రీ అట్లీ అన్నారు.

రష్యా, చైనా తదితర కమ్యూనిస్టు దేశాల గురించి విలేఖరులు అనేక ప్రశ్నలు అడిగారు.

రష్యా గురించి మాట్లాడుతూ, స్టాలిన్ రోజుల నాటికంటె, ప్రస్తుతం రష్యాలో కొంతవరకు ప్రజ్యాస్వామ్య విధానం అమలులోకి వచ్చిందన్నారు. క్రమేణ కమ్యూనిస్టు దేశాలలో అంతరంగికంగానే మార్పులు రాగలవన్నారు.

చైనా గురించి మాట్లాడుతూ, చైనీస్ ప్రజలకు అతిపురాతన చరిత్ర కలదని, అప్పుడప్పుడు పటిష్ఠమైన కేంద్రప్రభుత్వం వెలకొనడం, ఆతరువాత తిరిగి అవ్యవస్థ రావడం చైనాలో మామూలే నన్నారు. కాని మొత్తంమీద చైనా ప్రజలు బాగా కష్టించి పనిచేసే వారని శ్రీ అట్లీ ప్రశంసించారు.

చైనా కయ్యానికి కాలుదువ్వే ధోరణికి కారణమేమిటని ప్రశ్నించగా లార్డ్ అట్లీ యిలా సమాధానం ఇచ్చారు.

"ఈ విషయం గురించి నాకేమీ తెలియదు సామ్రాజ్యవాదం అనేది తీవ్ర జాతీయవాదం యొక్క జబ్బు మాత్రమే. స్వాతంత్ర్యం పొందిన దేశాలు, తిరిగి విదేశాలపై దాడిచేసిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి"

చైనాకు సామ్రాజ్య విస్తరణ కాంక్షలేదా అని ప్రశ్నించగా, బహుశా ఉండవచ్చునని పేర్కొన్నారు. రష్యా ప్రస్తుతం అవలంబిస్తున్న విధానికి, కాథరిన్‌రాణి రోజులలో అవలంబిస్తున్న విధానానికి పెద్దతేడా లేదన్నారు.

కుమారి అనితా బోస్

మద్రాసు, ఫిబ్రవరి 26:— శ్రీ సుభాష్ చంద్రబోసు కుమార్తె కుమారి అనితాబోస్ నిన్న ప్రఖ్యాత వినోద యాత్రా కేంద్రం అయిన మహాబలిపురాన్ని, అనేక దేవాలయాలు గల కాంచీపురాన్ని సందర్శించారు.

వివాహం

విజయవాడ, ఫిబ్రవరి 26 :— శ్రీ ఉప్పులూరి వెంకట సత్యనారాయణమూర్తిగారి జ్యేష్ఠపుత్రుడు చి. శ్యామసుందరరావుకూ శ్రీ వడ్లమన్నాటి దామోదరరావుగారి పుత్రిక చి. సౌ. సుజాతకూ ఏలూరులో ఈనెల 24 న అతివైభవంగా వివాహంజరిగింది.

12 కోట్ల మేరకు ఇండియా-పాకిస్తాన్ వాణిజ్యం

—:x:—

ప్రస్తుత ఒప్పందంలోని పరిమితి హెచ్చుకాగల సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:— నిరుడు ఇండియా, పాకిస్థాన్‌లు రూపాయల ఖాతాలో 8.2 కోట్ల మేరకు కావించుకొన్న వర్తక ఒడంబడిక, వచ్చేఏడు 12 కోట్ల మేరకు హెచ్చగలదని తెలియవస్తున్నది.

పాకిస్తాన్‌నుంచి ఫిబ్రవరి మూడవ వారంలో ఢిల్లీకి రానున్న ప్రత్యేక అధికార ప్రతినిధివర్గం, గత సంవత్సరపు ఉభయదేశాల వర్తక ఒడంబడికను పునరుద్ధరించడానికై భారత ప్రభుత్వం సంప్రదించగలదు. ఈ ఒడంబడిక వచ్చేనెలతో పూర్తికానున్నది.

పాకిస్తాన్‌వద్దనుంచి ఇండియా గోనె సంచులు, జనుప తానులు, దూది కొనుక్కుంటుంది. ఉక్కు, పరిపుష్ట ద్రవ్యాలు తమలపాకులు, పాకిస్తాన్‌కు అమ్ముతుంది.

పాకిస్తాన్, తన కాలువల నిర్మాణానికై సిమెంటు ఎక్కువ కావాలని అడిగినట్లయితే, దానికి చాలినంత సిమెంటు సరఫరా చేయుడానికి వీలుగా ఇండియా ప్రభుత్వం పంజాబ్‌లో కొత్తగా కొన్ని సిమెంటు ఫ్యాక్టరీలను స్థాపించుకోవలసివస్తుంది. ఇంతవరకు ఇండియా తన అవసరాలకు సరిపడినంతవరకు సిమెంటును ఉత్పత్తి చేసుకొంటున్నది. ఉక్కు విషయంలో మాత్రం ఇలాటి ఇబ్బంది లేదు. పాకిస్తాన్ అడిగినంత ఉక్కును ఇండియా సప్లయ్ చేస్తుంది.

సింధునదీజలాల వినియోగంపై కుదిరిన ఒప్పందం ప్రకారం, ఇండియా 83 కోట్లను పాకిస్తాన్‌కు 'స్టెర్లింగులల' చెల్లించడానికి అంగీకరించింది. ఇప్పుడు ఈ వర్తక ఒడంబడిక రూపాయి ఖాతాలో జరుగుతుంది కాని, దీనికి ఏమీ సంబంధంలేదు. దానిని స్టెర్లింగుల లోనే ఇండియా, పాకిస్తాన్‌కు చెల్లిస్తుంది.

డోర్నకల్ హరిజన సంఘం

మహబూబాబాద్, ఫిబ్రవరి 25:— డోర్నకల్ పట్టణ హరిజనులు శ్రీ వై. సాయులు అధ్యక్షతన సమావేశమై క్రింది సంఘాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు శ్రీ వై. సాయులు, ఉపాధ్యక్షుడు శ్రీ జి. ఏసురత్నం, కార్యదర్శి శ్రీ ఎ. ముత్తయ్య, జాయింటుకార్యదర్శి శ్రీ బి. గోపయ్య, ట్రెజరర్ శ్రీ బి. యల్లమంద, మరి పదకొండుమంది సభ్యులు.

ఈ సమావేశానికి మున్సిపల్ ప్రెసిడెంటు శ్రీ జి. సత్యనారాయణ, శ్రీ ఎమ్. వీరయ్య హాజరైనారు.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.

జోర్హాట్ సరిహద్దులో నాగజాతివారి ప్రవేశం

తేయాకు ఎస్టేటుప్రాంతాన్ని ఆక్రమించుకొన్నట్లు వార్త

జోరాట్, ఫిబ్రవరి 26 :— జోర్హాట్ సబ్ డివిజన్ సరిహద్దు ప్రాంతాలలోఉన్న నాగినీజన్ తేయాకు ఎస్టేటు ప్రాంతాలను నిన్నటి రోజున చాలమంది నాగజాతి ప్రజలు జొరబడి ఆ ప్రాంతం నాగ ప్రాంతం లోనిదని ఆక్రమించారు. తేయాకు ఎస్టేటు ప్రాంతంలోని అతిథులను నరికివేసి, స్థిరనివాసం ఏర్పరచుకొనడానికి పూనుకొన్నారు.

వెంటనే నాగినీజన్ ఎస్టేట్ మేనేజర్ నాగజాతి వారిని గెంటివేయడానికి సైనిక సహాయాన్ని అర్థించారు.

శిబ్‌సాగర్ సరిహద్దు ప్రాంతాలలో చాలమంది నాగులు గుమిగూడారని, రాజావారి ఢాకిన హింగ్రా మార్కెట్ ప్రదేశాలలో ప్రవేశించి ఆహార పదార్థాలను పశువులను స్వాధీనపరచుకొన్నారని తెలుస్తున్నది.

దేశంలో సాంకేతిక విద్యాభివృద్ధి

కేంద్రమంత్రి హుమయూన్ కబీర్ వివరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25:— దేశంలో సాంకేతిక విద్యాభివృద్ధికై ఇదివరకు వలె ఇకముందు తృతీయ ప్రణాళికా కాలంలో కూడా తగువిధంగా ప్రోత్సహించగలమని, ప్రైవేటు ఏజన్సీలు, టెక్నికల్ ఇన్‌స్టిట్యూటులను నెలకొల్పడాన్ని ప్రోత్సహించగలమని సాంస్కృతిక మంత్రి శ్రీ హుమయూన్ కబీర్, నేడిక్కడ పార్లమెంటుసభ్యుల ఇష్టాగోష్ఠి సమావేశంలో తెలియజేశారు.

ప్లాస్టిక్ పరిశ్రమపై గోష్ఠి

బొంబాయి, ఫిబ్రవరి 26:— ప్లాస్టిక్ పరిశ్రమ వస్తువుల ఉత్పత్తులను ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో అధికతరం చేయుడానికిగల అవసరమునను గురించి ఇక్కడ జరిగిన ప్లాస్టిక్ పరిశ్రమల గోష్ఠివారు చర్చించారు.



పూవు మీ అదృష్టం చెప్పగలదు

భవిష్యత్తులో ఏమి జరగబోతున్నదిన్నీ, మీ సరియైన చర్యము గురించిన్నీ మీరు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డుపైన మీకు ఇష్టమగు ఒక పుష్పము పేరున్నూ, మీరు వ్రాయు తేదీ, వేళ వివరములున్నూ, మీ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసి పంపుము.

జ్యోతిష శాస్త్రములోని రహస్య గణితము మూలముగా మేము గుణించి మీరు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలోని మీ యొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, మీ వ్యవహారములో మీకు జయము కలుగునో, మీ ఉద్యోగం విషయంలో మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థ యాత్రలు, వివాహము, స్త్రీసుఖము, సంతానము, విధి నిక్షేపములు, లాటరీ, అకస్మాత్తు ద్రవ్య లాభము మొదలగువాని గురించి స్పష్టంగా మానవారిగా వ్రాసి రు. 1—25 లకు మాత్రము వి. పి. గా పంపగలము. వి. పి. చార్జీలు ప్రత్యేకం. దుష్టగ్రహము లేవయినా వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపగలము. వివరములు మా పూర్తిపైన పంపబడును. మేము పంపిన జోస్యము మీకు తృప్తిగా నుండనియెడల పైకం వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించిచూడుడు. మీ ఆర్డరు ఇంగ్లీషులో వ్రాయండి.

Pt. Dev Dutt Shastri, Raj Jyotishi (AV-3) Jullundur City

నూత్న జీవితం నూత్న అవసరాలు

తల్లికి పుష్టినిచ్చుటకు ఒక చక్కని టానిక్ ఎంతైనా అవసరము. త్రాగడానికి రుచికరంగా ఉంటి. వినో మాల్టు దేహానికి పోషకశక్తిని సమకూర్చి, ఆకలిని పెంపొందించి, జీర్ణశక్తిని వృద్ధి చేసి, ఆరోగ్యమును బలపరుస్తుంది. గర్భవతులకు, బాలింతలకు కూడ సమానంగా పని కొస్తుంది.

వినో మాల్టు

బెంగాల్ ఇమ్యూనిటీ కంపెనీ. లిమిటెడ్



MALABAR GLORY



మలబార్ గ్లోరీ అన్ని టాయిలెట్ సబ్బుల కోవికి రాణి. మృదువైన దాని నురుగు మీ చర్మమును మనోహరముగా నుంచును.

టాయిలెట్ సబ్బు

వెజిటబుల్ సోప్ వర్క్సు, కాలికట్.

నవభారత నిర్మాతలు!

పరిశ్రమలలో సృష్టికర్తలు

బెంగుళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్‌లో అమోఘమైన శ్రద్ధాసక్తులు, ప్రతిభ ప్రదర్శించి నందుకై గౌరవింపబడిన కార్మికులలో ఎం. ఎ. దొరైస్వామి ఒకడు. ఉద్యోగంలో చేరేనరికి అతనికి పూర్తి అనుభవం లేనేలేదు, అయితే ఇతనిలో మూర్తీభవించివున్న చొరవ, పట్టుదల మొదలైన సలక్షణాల వల్ల, అనతికాలంలోనే పనిముట్ల తయారీలో ప్రవీణత సంపాదించాడు.

టెలిఫోను ఎక్స్‌చేంజిలకు సంబంధించిన మీటర్లలో వుపయోగానికై సంక్లిష్టపూరితమైన ఒక స్ప్రింగును విదేశాలనుండి దిగుమతి చేసుకొనవలసిన పరిస్థితి ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్‌కి ఎదురైంది. ఈ స్ప్రింగును తామే స్వయంగా తయారుచేయడానికి ప్రయత్నించ నారంభించారు. దొరైస్వామి తన చాతుర్యమంతా ప్రదర్శించి, విడిభాగాలకు సంబంధించిన స్థిర వస్తువు నొకదానిని తయారుచేయడంలో సఫలీకృతుడయ్యాడు. ఇందుమూలంగా స్ప్రింగు దినసరి వుత్పత్తి పదింతలకు పెరిగింది, అమూల్యమైన విదేశ ద్రవ్యం ఆదా చేయడానికి వీలైంది.

దొరైస్వామి వంటి వుత్తమ కార్మికులు దేశం శీఘ్రగతిని పారిశ్రామికాభివృద్ధి సాధించేటట్టు చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తున్నారు. నవభారత నిర్మాణ కృషిలో ఎంతో సహాయపడుతున్నారు.

ప్రణాళిక ద్వారానే సంపద, శ్రేయస్సు

ప్రణాళిక కోసం కృషి చేయండి- ప్రణాళిక కోసం పొదుపు చేయండి

DA60/60

మాజ్డ దీపాలు, ఫ్లూరెసెంట్ ట్యూబులు

ప్రస్తుతపు చిల్లర దరలు-జనరల్ లైటింగ్ సర్వీసు

వాట్స్	కాప్	టైప్	ఒక్కొక్కటి క్లియర్ రు. న.	ఒక్కొక్కటి పెరల్ రు. న.	ఒక్కొక్కటి సిల్వర్ లైట్ రు. న.
		వోల్టులు, 110, 220, 230, 250.			
15	బిసి/ఇఎస్	వాక్యూం సింగిల్‌కాయిల్	1.25	1.25	—
25	,,	,, ,, ,,	1.25	1.25	—
40	,,	గాస్‌ఫిల్డ్ కాయిల్డ్ కాయిల్	1.44	1.44	1.62
60	,,	,, ,, ,,	1.56	1.56	1.75
75	,,	,, ,, ,,	1.81	1.81	2.06
100	,,	,, ,, ,,	2.00	2.00	2.25
150	,,	సింగిల్ కాయిల్	3.50	3.50	3.94
200	,,	,, ,, ,,	5.12	5.12	5.75

ఫ్లూరెసెంట్ ట్యూబులు

సైజు	వాట్స్	కాప్	కలర్	ఒక్కొక్కటి రు. న.
2 అ.	20	బై—పిన్	4200° కె. వైట్/6500° కె.డేలైట్	7—81
4 అ.	40	,,	4200° కె. ,, 6500° కె. ,,	9—69
5 అ.	80	బి. సి.	4200° కె. ,, 6500° కె. ,,	14—56
4 అ.	40	బై—పిన్	,, ,, ,, ఇన్‌స్టెంట్‌స్టార్టు	10—75
5 అ.	80	బి. సి.	,, ,, ,, ,, ,,	15—62

ఎక్సైజు డ్యూటి సహా—అయితే సేల్సుటాక్సు మరే యితర స్థానిక పన్నులు కాక.



జ్ఞాపకం పెట్టుకోండి మాజ్డ దీపాలు దీర్ఘకాలం కాంతివంతంగా ఉంటాయి.

AEI

అసోసియేటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్. హెడ్డాఫీసు. గ్రాస్ హౌస్, 6.మిషన్ రో. కలకత్తా. బ్రాంచిలు:బొంబాయి,న్యూఢిల్లీ, మద్రాసు బెంగుళూరు, కోయంబత్తూరు, నాగపూరు.

Regd. No. A-4
SIMULTANEOUSLY PUBLISHED FROM
VIJAYAWADA & CHITTOOR.

ఉదయం

THE LARGEST CIRCULATED TELUGU DAILY

ANDHRA PRABHA, VIJAYAWADA.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నీలంరాజు వెంకట శేషయ్య 808472

"ఆంధ్రప్రభ" చందా వివరాలు		
	అధికార నియుక్తులగు ఏజంట్ల ద్వారా ప్రవేశాంకం రూ. న.	పోస్టుద్వారా రూ. న.
ఒక నెలకు	2—40	2—65
3 నెలలకు	7—00	7—90
6 నెలలకు	14—00	15—50
సంవత్సరానికి	28—00	31—00

"జలశ్రవణం"

("ఆంధ్రప్రభ"కు ప్రత్యేకం) లండన్, ఫిబ్రవరి 27:— బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన సముద్రగర్భయుద్ధ వ్యూహరచనా ప్రవీణులు ఒక క్రొత్త ఎలెక్ట్రానిక్ "చెవి"ని రూపొందించినట్లు సైనికాభిజ్ఞవర్గాలద్వారా తెలియవచ్చింది. సముద్రగర్భంలో అణుశక్తి సహాయంతో ప్రయాణించే జలాంతర్గాములు కొన్ని వేలమైళ్ళ దూరంలో వున్నప్పటికీ వాటి ఉనికిని ఈ "చెవి" కనిపెట్టి అవి సరిగా ఎంతదూరంలో వున్నదీ లెక్కకట్టి చెపుతుంది.

సంపుటి: 26 సంచిక: 57 ★ విజయవాడ 28-2-1961 మంగళవారం ★ 6 పేజీలు వెల: 7 నయాపైసలు

గోదావరిజలాలను దక్షిణాదికి మళ్లించడం సాంకేతికంగా అసాధ్యం

విజయవాడలో కేంద్ర జల విద్యుచ్ఛక్తి కమిషన్ సభ్యుడు డా. కె. యల్. రావు స్పష్టీకరణ

నదీజలాల వినియోగంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి గాక, ఆహారధాన్యాల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్ఘాటన

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా 1951 నదీ జలాల ఒప్పందంలో స్వల్ప సవరణలు సహేతుకమేనని వివరణ

విజయవాడ, ఫిబ్రవరి 27:— గోదావరి నదీజలాలను దక్షిణానికి మళ్లించవలెనని మనం ఎంత కోరుతున్నప్పటికీ, అది సాంకేతికంగా అసాధ్యమైన విషయమని కేంద్ర జల, విద్యుచ్ఛక్తి సంస్థ సభ్యుడు డా. కె. ఎల్. రావు నేడు ఇక్కడ స్పష్టీకరించారు.

మహారాష్ట్ర, మైసూరు ప్రభుత్వాల వాదనలననుసరించి విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కృష్ణానదీ జలాలను కేటాయించటం కాక, విదేశాలనుంచి ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటున్న 3 లక్షలటన్నుల ఆహారధాన్యాల కొరతను తగ్గించుకుని దేశాన్ని ఆహారధాన్యాల విషయకంగా స్వయం సమృద్ధం చేసుకొనుటకు దేశంలోని నదీజలాలను పూర్తిగా వినియోగించుకోవాలని డా. రావు ఉద్ఘాటించారు.

1951 నదీజలాల ఒప్పందంలో స్వల్ప సవరణలు చేయటం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా సహేతుకమేనన్నారు.

ప్రాజెక్టు మట్టం తగినంత ఎత్తుగా వున్న ప్రాంతంలో తరలించేందుకు నీరు లేదనీ, మట్టం తక్కువగా వున్న ప్రాంతంలో నీరు వున్నదనీ శ్రీ కె. యల్. రావు చెప్పారు. అంతే యీ జలాల వినియోగ విషయంలో మాత్రం పొరుగు రాష్ట్రాలతో ఎట్టి వివాదానికీ ఆస్కారం లేదని ఆయన అన్నారు.

పోచంపాడు ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్టు తప్పక సిద్ధించగలదని ఆయన అన్నారు.

పోచంపాడు ప్రాజెక్టు పూర్తి అయి ఆ ప్రాజెక్టు నుండి నీరు వదిలినప్పుడు తెలంగాణాలోని అత్యధిక ప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యం లభించగలదని డా. రావు చెప్పారు. అయితే, ఇక్కడ నీటిమట్టం, దక్షిణాదికి నీటిని తరలించేందుకు తగినవిధంగా వున్నప్పటికీ, ఆ రీతిగా చేసేందుకు వీలు మిగలదు.

డాక్టర్ కె. యల్. రావు ఇంకా ఇలా వివరించారు:

పోచంపాడు ప్రాజెక్టుకు అనేక సౌకర్యాలున్నవి. నిర్మాణదృష్ట్యా యీ ప్రాజెక్టుకు లెక్కలేనన్ని సౌకర్యాలున్నవి.

ఇచ్చంపల్లి ప్రాజెక్టు మట్టంకూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మట్టం వలెనే ఉన్నతంగా ఉండటంవలన వంద అడుగుల ఎత్తున ఆనకట్ట నిర్మించినప్పుడు అనేక గ్రామాలు నీటమునిగే ప్రమాదం సంభవిస్తుంది.

గోదావరి కనుమలలోనుంచి వుత్పన్నమైన స్థలంలో పోలవరం వద్ద కావలసినంత నీరు లభిస్తుంది. కాని, విజయవాడ బ్యారేజివద్ద కృష్ణ నీటిమట్టంకంటే ఆస్థలంల గోదావరి నీటి మట్టం తక్కువ.

అందుచేత మట్టాలలోవుండే వ్యత్యాసాల ఫలితంగా దక్షిణాదికి మరలించటం అసాధ్యం. మట్టాలలో ఈ వ్యత్యాసాలు లేనిపక్షంలో గోదా

(మిగతా 3 వ పేజీలో)

హోంమంత్రి విధులు

శ్రీ లాల్ బహదూర్ చే నిర్వహణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26:— హోంమంత్రి పండిట్ పంత్ అస్వస్థతగా ఉన్న కారణంగా ఆయన మంత్రిత్వశాఖ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహించవలసిందిగా ప్రధాని నెహ్రూ వాణిజ్యశాఖా మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిని కోరారు.

శ్రీ నెహ్రూ అభ్యర్థనను అనుసరించి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి హోంమంత్రిత్వశాఖ బాధ్యతలను స్వీకరించారు. హోంమంత్రిత్వశాఖ బాధ్యతలతోపాటు వాణిజ్యశాఖ బాధ్యతలనుకూడా శ్రీ శాస్త్రి నిర్వహిస్తారు.

హోంమంత్రి పంత్ ఆరోగ్య పరిస్థితి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27:— హోంమంత్రి పండిట్ పంత్ ఆరోగ్య పరిస్థితిలో "ఎట్టిమార్పు లే"దని నేటిఉదయం 6—45 గంటలకు డాక్టర్లు విడుదలచేసిన ప్రకటన తెల్పుతున్నది.

కర్నల్ ఎమ్. ఎస్. రావు సంతకం చేసిన ఈ ప్రకటన "పండిట్ పంత్ శరీరంలోని జీవధాతువులు క్రమంగా పనిచేస్తున్న"వని కూడా వివరిస్తున్నది.

ఇంకా స్పృహతప్పి వున్నప్పటికీ శ్రీ పంత్ నిన్న ఎట్టి ఒడుదుడుకులు లేకుండా గడిపారనీ, ఆయన శరీరవిధులు సంతృప్తికరంగా సాగుతున్నవనీ నిన్న రాత్రి డాక్టర్లు ప్రకటించిన సంగతి పాఠకులకు విదితమే.

కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి ఇటీవల కలకత్తాకు వచ్చినప్పుడు ఆయనకు డమ్ డమ్ విమానాశ్రయంలో శ్రీ లక్కరాజు వెంకటేశ్వరరావు, శ్రీ రాధాకృష్ణ కనోరింగూ, అశోక కృష్ణదత్త ప్రభృతులు స్వాగత మిచ్చినప్పటి చిత్రం

కరాచీలో పోలీసు కాల్పులు: ఒకని మృతి

విద్యార్థులపై లాఠీఛార్జీ బాష్పవాయుప్రయోగం

కరాచీ, ఫిబ్రవరి 27— నేడు కరాచీలోని స్వామినారాయణ మందిరంవద్ద చేరిన ఒక దుండగుల గుంపుపై పోలీసులు కాల్పులు జరుపగా ఒక విద్యార్థి మరణించినట్లు తెలియచేయబడింది.

ఈ విద్యార్థి దేవాలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న దుండగీండ్ర గుంపులో చేరి వున్నట్లుకూడా వివరించబడింది.

ఆ ప్రాంతంలోనే అల్పసంఖ్యాకవర్గానికిచెందినవారి ఒక గిడ్డంగిపై ప్రదర్శకులు దాడిజరిపారు. పోలీసులు ఈ సందర్భంలో అనేకమందిని అరెస్టు చేశారు.

విద్యార్థులపై లాఠీఛార్జీ

ఒక స్థానిక కాలేజీ విద్యార్థులు మార్షల్లా నిబంధనలను, సభలు సమావేశాలపై గల నిషేధాజ్ఞలను వుల్లంఘించిన సందర్భంలో పదివేల మంది కరాచీ విద్యార్థులపై పోలీసులు ముందు బాష్పవాయువును ప్రయోగించి, ఆతర్వాత లాఠీ ఛార్జీ జరిపారు. అత్యధిక సంఖ్యలో బాలికలు కూడా చేరివున్న యీ విద్యార్థుల గుంపు స్వామి హింద్ — ముస్లిం కళాశాల ప్రాంగణంనుంచి లుముంబా హత్య, అల్జీరియాలో ఫ్రెంచివారి దురంతాలు, జబల్పూరులో అల్లర్లకు నిరసన తెలియచేసేందుకు ఒక వూరేగింపును జరుపుటకు అక్కడకు చేరారు.

పోలీసులు జరిపిన లాఠీఛార్జీ సందర్భంలో 25 మంది విద్యార్థులు గాయపడినట్లు, బాష్పవాయుప్రయోగం సందర్భంలో దాదాపు 50 మంది బాలబాలికలు స్పృహతప్పి పడిపోయినట్లు కరాచీలోని అంతర్ కళాశాల విద్యార్థిసంస్థ ప్రకటించింది. "పోలీసురాజ్యం అంతరించాలి", "నియంతృత్వం నశించాలి" అని నినాదాలు చేస్తున్న విద్యార్థులకు పుక్కు శిరస్త్రాణాలు ధరించిన పోలీసులకు మధ్య సంఘర్షణ ఏర్పడింది.

పోలీసులు అంతర్ కళాశాల విద్యార్థుల సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులను అరెస్టుచేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఒక వైద్య కళాశాల విద్యార్థులయూనియన్ ఉపాధ్యక్షుడు, అనేక మంది విద్యార్థులు పోలీసుల స్వాధీనంలోకి తీసుకో బడినట్లు తెలుస్తున్నది.

నేడు మిత్రరాజ్యసమితి కార్యాలయం, భారత రాయబార కార్యాలయాలవద్ద ప్రదర్శనలు జరుపవలసిందిగా అంతర్ కళాశాల విద్యార్థుల సంస్థ నిన్న ఇచ్చిన ఆదేశాన్ని పురస్కరించుకుని విద్యార్థులు అసంఖ్యాకంగా హింద్ — ముస్లిం కళాశాల ప్రాంగణంలో చేరారు.

"మతోన్మాద శక్తులను ఎదుర్కొనడం ప్రతి భారతీయుని విధ్యుక్త ధర్మం"

కరాచీ సంఘటనలు క్షంతవ్యం కానివైనా ప్రతీకార మనస్తత్వం వాంఛనీయంకాదని ప్రధాని ఉద్ఘాటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27:— మన జాతికి, మన ప్రజలకు, మన ఆదర్శాలకు ప్రమాదం కలిగించే మతోన్మాద శక్తులను ఎదుర్కొని పోరాడడం ప్రతి ఒక్క భారతీయుని విధ్యుక్త ధర్మమని ప్రధాని నెహ్రూ నేడిక్కడ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఉద్ఘాటించారు.

కరాచీలో భారత రాయబార కార్యాలయంపైన జరిగినదాడి కేవలం క్షమించరాని విషయమని కూడా ఆయన అన్నారు. అయితే కరాచీలో పాకిస్తానీయులు అట్టి చర్యకు పూనుకున్నారని, మనదేశంలో ప్రజలు కూడా అట్టి పద్ధతులలోనే ప్రవర్తిస్తే, అది హేతు విరుద్ధం కాగలదని కూడా నెహ్రూ హెచ్చరించారు. 'చెడును చెడుతో జయించలేము. చెడును పహేతుకమైన మార్గాల ద్వారానే తుదముట్టించాలి', అని ప్రబోధించారు నెహ్రూ.

దుశ్చర్యల విషయంలో పోటీపడే మనస్తత్వాన్ని నెహ్రూ ఖండించారు.

జబల్పూరు కల్లోలాలవంటి సంఘటనలు దేశంలోని నిర్మాణాత్మక కృషి సంతతినే స్తంభింపజేస్తాయని, ఒక చెడు మరొకచెడుకు దారితీస్తుందని, ఇదేవిధంగా జబల్పూరులో జరిగిన దుస్సంఘటనలు పాకిస్తాన్లో భారత రాయబార కార్యాలయంపై దాడికి దారితీసినవని ప్రధాని వివరించారు.

కరాచీ సంఘటన విషయంలో ఇండియా పాక్ ప్రభుత్వానికి ఆక్షేపణ తెలిపిందనీ, భారత దౌత్య కార్యాలయానికి జరిగిన నష్టానికి పరిహారం యివ్వవలెనని కోరినదని ప్రధాని తెలియచేశారు.

ఇండియాకు కాగితం ఉత్పత్తికి జపాను యంత్రాలు

ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు టోకియో సంస్థ ప్రకటన

టోకియో, ఫిబ్రవరి 27:— కాగితం ఉత్పత్తి యంత్రాలను ఎగుమతి చేయుడానికి, ఆ పరిశ్రమ నిర్వహణకు సంబంధించిన విషయాలను తెలియజేయుడానికి భారత దేశంతో తాము ఒక సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టోకియోలోని ఒక యంత్ర పరికరాలసంస్థ శనివారంనాడు ప్రకటించింది.

35 కోట్ల యెన్ నాణెముల (47.5 లక్షల రూపాయలు) ఖరీదుమేరకు జపనీస్ కాగితం ఉత్పత్తి యంత్ర పరికరాలను ఎగుమతి చేయుడానికి బీహారులోని ఒక పారిశ్రామిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకొన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

అదే సంస్థ ఇండియాలోని ఇతర కాగితం ఉత్పత్తి సంస్థలకు 150 కోట్ల యెన్ నాణెముల (సుమారు 1 కోటి 99 లక్షల 50 వేల రూపాయలు) ఖరీదుమేరకు యంత్ర పరికరాలను ఎగుమతి చేయుడానికి కూడా ఒప్పందాలు కుదుర్చుకొన్నది.

మైసూరు అసెంబ్లీనుంచి ప్రతిపక్షాల 'వాకౌట్'

మంత్రివర్గ విస్తరణపట్ల నిరసనగా

బెంగుళూరు, ఫిబ్రవరి 27:— నేటి మధ్యాహ్నం ప్రారంభమైన మైసూరు ఉభయ శాసనసభల సంయుక్త సమావేశంలో రాష్ట్ర గవర్నరు ప్రసంగాన్ని ప్రతిపక్షాలవారు బహిష్కరించారు. స్వతంత్రసభ్యుడు శ్రీ వెంకటప్ప కూడా ఇందులో పాల్గొన్నారు.

గవర్నరు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రజాసోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ ఆర్.బి.కె. పుట్టన్నయ్య రాష్ట్రమంత్రి వర్గంలో జరిగిన విస్తరణ దృష్ట్యా తన పార్టీ ఇతర ప్రతిపక్షాలు కలసి గవర్నరు ప్రసంగాన్ని బహిష్కరించాలనినిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈవాకౌట్లో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నరు తన ప్రసంగాన్ని తర్వాత కొనసాగించారు.

తాజా వార్తలు

[3 వ పేజీలో]

బాబూజీ



"అందరికంటె ముందు వచ్చి, అందరికంటే ఆలస్యంగా వెళ్ళే ఈ పట్టుదల గల ఆఫీసర్ల క్రింద పనిచేయటమంటే శిక్ష అనుభవించటమే!"

హరిజనుల గృహవసతి

స్థలాలు ఇకముందు ప్రత్యేకంగా కేటాయింపు వుండదని ముఖ్యమంత్రి వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 27:— హరిజనుల గృహవసతికై ఇకమీదట స్థలాలను ప్రత్యేకించబోవడంలేదని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నేడు రాష్ట్రశాసన సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.

గృహాల నిర్మాణానికై జీవితభీమా కార్పొరేషన్నుంచి ఋణాలను సేకరించ వలసిందిగా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందనికూడా ఆయన తెలియజేశారు. తృతీయ ప్రణాళికలో గృహ నిర్మాణ పథకాలకై ప్రభుత్వం 6.20 కోట్ల రూపాయలను కేటాయించగలదని ఆయన చెప్పారు.

హరిజనులకు ఇండ్ల స్థలాలను కేటాయించే అధికారాలను జిల్లాపరిషత్తులనుంచి ప్రభుత్వం తీసివేసుకోవాలని కోరుతూ హరిజన శాసనసభ్యులు, కొందరు ఇతర సభ్యులు ఒక మెమోరాండం సమర్పించారనీ, ఈవిషయాన్ని గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నదనీ ముఖ్యమంత్రి చెప్పారు.

హరిజనులకు ఇండ్ల స్థలాలను కేటాయించడంలో ఏదైనా జిల్లాపరిషత్తు అన్యాయంగా ప్రవర్తించిందా అని శ్రీ రాజా పాగి సూర్యనారాయణరాజు ప్రశ్నించారు.

అన్యాయం అంటూ జరిగి వుండకపోవచ్చుననీ అయినప్పటికీ ఈవిషయంలో జిల్లాపరిషత్తుల పట్ల వారికి విశ్వాసం లేకపోవచ్చుననీ శ్రీ సంజీవయ్య తెలిపారు.

హైదరాబాద్లో పోలీసు కుక్కలు

రాజధానిలో పోలీసు కుక్కలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించినదనీ, త్వరలోనే హైదరాబాద్లో పోలీసుకుక్కల విభాగాన్ని ఏర్పాటుచేయడంజరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి శ్రీ నరసింగరావు శ్రీ కె. వెంకటరెడ్డికి తెలియజేశారు.

కలకత్తా, ఫిబ్రవరి 27:— సిక్కిం మహారాజా గాంగటాక్కు వెళ్లేందుకు బగ్డోగ్రాకు విమానంలో నేటి ఉదయం బయులుదేరి వెళ్లారు.

కాంగోలో సమితి సేనల అప్రమత్తత

కాంగో సైనికుల అలజడి పునర్విజృంభించిన కారణంగా

లియోపాల్డ్విల్లీ, ఫిబ్రవరి 27:— నిన్న రాత్రి ఇక్కడ కాంగో సైనికులు జరిపిన కొన్ని చర్యల ఫలితంగా ఉద్రిక్తపరిస్థితి తీవ్రతరంకాగా, సమితి తన సేనలను ఎక్కువ అప్రమత్తతతో ఉంచవలసిన అవసరం ఏర్పడినది.

కాంగో సైనికులు సమితి ఉద్యోగులకుచెందిన కార్లనుఆపుచేయడం, కొందరు ఇటాలియన్లపై, టునీసియన్లపై చెయ్యిచేసుకోడం, మొదలైన దుశ్చర్యలకు దిగారు.

కాంగో సైనికులు ఒక బెల్జియన్ను చంపినట్టుకూడా అనధికార వార్తలు తెలుపుతున్నవి.

లియోపాల్డ్విల్లీ నగరం పొలిమేరలలో ఉన్న సైనిక శిబిరాలవద్ద కాంగోసైనికులు కావలాకాచి ఒక ఇటాలియన్వద్దనున్న ఒబ్బున్న, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాంగో సైనికుల సమితి నంబరు ప్లేట్లులేని కార్లను ఆపుచేసి, 75 కార్లనుమాత్రమే నగరంలోనికి ప్రవేశించనిచ్చారు.

లుముంబాపక్షం సేనలు లియోపాల్డ్విల్లీ రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు కూడా తెలుస్తున్నది.

మరతుపాకులు, రైఫిళ్ళు గల కాంగో సేనలు నిన్న 70 మంది యూరోపియన్లను మూడు గంటలసేపు నిర్బంధంలో ఉంచినవి.



మీరు గణించబడినారా?

ఏ ప్రాంతంగాని, ఏ గృహముగాని, ఏ వ్యక్తిగాని గణింపబడకపోయినచో జనగణన అధికారులైన మున్సిపల్ కమీషనరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, తహసీలుదార్లు గార్లకు వెంటనే తెలియపర్చండి.

(ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల సూపరింటెండెంటుగారిచే ప్రచురించబడినది.)

కాల్గేట్ వాడి నోటనించి దుర్వాసన రాకుండా చేసుకోండి
రోజంతా దంతక్షయం రాకుండాకూడా కాపాడుకోండి!

ఎందుకంటే: ఒక్క సారి తోముకొంటేనే కాల్గేట్ డెంటల్ క్రీమ్ నోటిలో దుర్వాసన మరియు దంతక్షయమునకు కారణమైన సూక్ష్మక్రిములను 85% వరకు తొలగించును.

కాల్గేట్ 10 మందిలో 7 గురికి నోటి దుర్గంధమును వెంటనే అరికట్టుచున్నదని మరియు భోజనము అవగానే కాల్గేట్ పద్ధతిలో పళ్ళు తోముకొనుట ద్వారా ఎక్కువమందికి ఎక్కువ దంతక్షయము అరికట్టబడెనని దంతశాస్త్ర చరిత్రలో పూర్వము ఎన్నడూ తెలియచేయనంతటి శాస్త్ర పరిశోధనం ఫలితముగా నిరూపించబడినది.

ఉదయాన్నే నోటిలో పళ్ళ తోముకొని పుక్కిలించుట మంచిది. భోజనము అయిన వెంటనే క్రమంతప్పకుండా కాల్గేట్తో పళ్ళ తోముకోండి. దాని వలన హానికరమైన సూక్ష్మక్రిములు నశించి నోటి దుర్వాసనకు మరియు దంతక్షయమునకు కారణమైన ఆహారపు తునకలను తీసివేస్తుంది.

పిల్లలు కాల్గేట్తో పళ్ళ తోముకొనుటకు ఇష్టపడతారు ఎందుకంటే దాని రుచి పిప్పర్ మెంట్ వంటి రుచి అంటే వారికి ప్రీతి.

కాల్గేట్తో క్రమం తప్పకుండా పళ్లు తోముకొంటే
✔ నోటి దుర్వాసనను పోగొట్టును
✔ దంతక్షయమును నిరోధించును
✔ పళ్లను మెరుస్తూ ఉండేలా ఉంచును

మీకు పొడరు కావాలంటే, ఈ లాభములన్నిటినీ మీరు కాల్గేట్ టూత్ పౌడరు ద్వారా పొందగలరు.— ఒక డబ్బా నెలకు వస్తుంది

నోరు ఎక్కువ శుభ్రముగా, తాజాగా ఉండుటకు మరియు పళ్లు ఎక్కువ తెల్లగా ఉండుటకు ప్రపంచములో ఏ యితర పళ్ల తోముకొనే క్రీమ్ కన్న కాల్గేట్ నే ఎక్కువ మంది వాడుతున్నారు

DCG.93OT-TEL

కొత్త తారలు

ఒక ఇండియన్ ఫిలిముకు కావలెను తగిన బాల బాలికలకు మంచి తరుణం. సెలెక్షన్ తరువాత 2 సం. కంట్రాక్టు. ఇండియాలో 32 సెంటర్లలో ఇంటర్‌వ్యూ. శ్రీ ప్రాస్పెక్టస్‌కు వ్రాయండి
SCREEN ART PRODUCTIONS, Film Producers (4-A), Amritsar.

ఖాస్ జనతా
సిరోసిక్ కుక్కర్
వంట బాగా తేలికగా చేసుకోండి
ది ఓరియంటల్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
77, లా ఆకాశ్ స్ట్రీట్, కలకత్తా-12.
KALPANA-TE.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

శ్రీ చల్లపల్లి చలపతిరావు, మేనేజింగు పార్ట్‌నర్, మ్యాన్ ఏజన్సీ, విజయనగరం, ఆంధ్రప్రభ, దిన వార పత్రికలు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, స్క్రీన్ ఫ్లైండర్సు, ప్రైస్ తన కార్యభారము 1—3—61 నుంచి అప్పగించానికి శ్రీ పి గోపాలరావు బదులు మా సెల్లింగు ఏజంటుగా నియమించబడెను.

సర్క్యులేషన్ మేనేజరు,
ఆంధ్రప్రభ, విజయవాడ

కావలెను

మా డిస్పెన్సరీకి ఒక మెడికల్ ఆఫీసరు కావలెను. డిగ్రీ హోల్డరు అయివుండవలెను. కనీసము 5 సం. ల అనుభవ మున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. జీతము అనుభవమునుబట్టి రు. 300 నుండి రు. 500ల వరకు ఇవ్వబడును. ప్రావిడెంట్ ఫండు, బోనసు సౌకర్యములు, ఉచిత నివాస వసతి ఇవ్వబడును. దరఖాస్తు, అర్హతలు, అనుభవము తెలుపుతూ 15—3—61 లోగా దిగువ అడ్రెసుకు దరఖాస్తులు పంపండి. ప్లాంట్ మేనేజరు, జైపూర్ షుగర్ కంపెనీ లిమిటెడ్., రాయగడ, కోరాపుట్ జిల్లా.

వివరణ

మంగళగిరి మునిసిపాలిటీ

15—2—61 తేది "ఆంధ్రప్రభ" లో ప్రకటించబడిన వేలం నోటీసును సవరించడమైనది.

ప్రకటన 4 వ లైను లో "బండ్లు వదలాలి" అనుటకు "సీలును పరుగులు చేసుకొనే హక్కును" అని చదువుకొనవలెను.

(సం.) టి. దేవేందర, కమీషనర్.

ప్రకటన

పార్వతీపురం మునిసిపాలిటీ

అందరూకూ తెలియజేయున దేమనగా ప్రస్తుతమున్నవారి ఆదేశానుసారం పార్వతీపురం మున్సిపల్ ఏరియాలో విధించబడిన మాంసంపై మాటికి సంవత్సరమునకు రెండు రూపాయలు చొ. మున్నూ, ఖాళీ స్థలముల మాంసంపై మాటికి సం రమునకు 1/8 రూపాయి చొ. న యున్నూ విధ్యమన్న తే 1—4—60 ది నుండి విధించి పనులు చేయడమగును.

మరియు గ్రంథాలయ చట్టము క్రింద ప్రస్తుతము పనులు చేయుచున్న లైబ్రరీ సెస్సు రూపాయికి మూడు నయాపైసలకు బదులుగా నాలుగు నయాపైసలు చొ. న 1—4—60 తేదీనుండి విధించి పనులు చేయుటకుగువని కూడ ప్రకటించడమైనది.

కా. శేషయ్య, కమీషనరు.

నోటిఫికేషన్

గుడివాడ మునిసిపాలిటీ

1961—62 సం కు దిగువ ఐయిటములు సప్లయిచేసే నిమిత్తం సీల్డు టెండర్లు గుడివాడ మునిసిపాలిటీ కమీషనరు గారిచే 7—3—61 తే. 4 గం వరకు కోరబడుచున్నవి.

1. బ్యూరెన్సీ సామానుల సప్లయి
2. చెత్త, పెంట, మురుగుడు నీళ్ల బండ్లకు అద్దెమీద ఎద్దులను సప్లయి చేయుట.
3. గుడివాడ మాతా శిశు సంక్షేమ కేంద్రమునకు పరిశుభ్రమైన ఆవుపాల సప్లయి

టెండరు ఫారములు మునిసిపల్ ట్రెజరీలో రు. 2 — చెల్లించి ఆఫీసు వేళలలో మునిసిపల్ ఆఫీసునుండి పొందవచ్చును

(సం) ఎం వెంకటపతిరాజా,
కమీషనరు

ప్రకటన

శార్వరి సం. ఫాల్గుణ శు. పాడ్యమినాడు (ది 16—2—61) నా తమ్ముడు క్రిష్ణన్న (డాక్టరు వి యన్ కృష్ణ) పరమపదించినాడు ది. 2—3—61 తేది కర్మ జరుపబడును

ఇట్లు,
వాకిరెడ్డి రంగనాయకులు.
పెదపాలెము, 28—2—61.

నోటీసు

1961-62 సం. కు సేల్ నోటిఫికేషన్

1961—62 సం కు మునిసిపల్ లీజులు, కంట్రాక్టులు వగైరా వేలం బళ్లారి మునిసిపల్ ఆఫీసువద్ద 6—3—61 న. 11 గం. కు జరుపబడును. పాటపెట్టదలచినవారు, అమ్మకాల అచ్చు షరతులు ఆఫీసురోజులలో ఉ 11—30 నుంచి సా. 5 గం. వరకు మునిసిపల్ ఆఫీసులో పొందవచ్చును.

(సం.) ఎం. సురేంద్రనాథ్,
కమీషనరు.

శ్రీ శార్వరినామ సంవత్సర
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి
1961 ఫిబ్రవరి 28, మంగళవారం
త్రయోదశి ఏ 2 36 గంటల వరకు
ఆశ్లే తె 6 12 గంటల వరకు
వర్జ్యం పా 5–41 నుండి 7–28 వరకు

ఆంధ్రప్రభ
1961 ఫిబ్రవరి 28, మంగళవారం

కరాచీ దురాగ్రహం

జబల్పూరు సంఘటనలపట్ల నిరసనగా కరాచీలో ఉద్రేకపూరితులైన ముస్లింయువకులుకొందరు భారత దౌత్య కార్యాలయం వద్ద ప్రదర్శనలు జరపడంలో విడ్డూరం ఏమీలేదు. కాని, ఆ ప్రదర్శనలు ఒకవిధమైన దాడిగా పరిణమించి, రాళ్ల వర్షంతో కార్యాలయాన్ని చిందరవందర చేస్తూ కార్యాలయోద్యోగులను గాయపరుస్తుండగా పాకిస్తాన్ రక్షక భటులూ, ప్రభుత్వోద్యోగులూ ప్రక్కనే ఉండికూడా ఎట్టి జోక్యమూ కల్పించుకోకుండ వింతచూచినట్లు చూడడం మాత్రం చాలా విషాదకరం.

దౌత్య కార్యాలయాలముందు ప్రదర్శనలు నివారించలేకపోయినా ఇటువంటి దాడులను నివారించి దౌత్యకార్యాలయోద్యోగుల ధన మాన ప్రాణాలకు రక్షణ ఈయవలసిన బాధ్యత ప్రతిప్రభుత్వానికీ విధాయకంగా ఉంటుంది. కాని, పాకిస్తాన్ ప్రభుత్వోద్యోగులుమాత్రం పై సందర్భంలో తమ కా బాధ్యత ఏమీ లేనట్టే వ్యవహరించారు. లుముంబా హత్యను పురస్కరించుకొని నిన్నగాక మొన్న కరాచీలోనే బెల్జియం కార్యాలయంముందు ప్రదర్శనను జరిపినవారిని చెదరగొట్టడానికై లాఠీచార్జీలు జరిపించిన పాక్ అధికారులు, ఇపుడా జోక్యానికే పోనొల్లకపోవడానికి కారణం?

పాకిస్తాన్ ఒక సైన్యాధికారి నిరంకుశపరిపాలనలో ఉన్నది. అతడు ఈ మధ్యనే ఈ జబల్పూరు సంఘటనలను గురించి ఆవేశంతో కొంత అధిక ప్రసంగం చేశాడు. కాంగోలో జరిగినదానికీ, జబల్పూరులో జరిగినదానికీ ముడిపెట్టి, ముస్లిములకు రక్షణలేని రాక్షస రాజ్యంగా భారతదేశాన్ని అభివర్ణించాడు. పాకిస్తాన్ అధినేత అంత నిష్కర్షగా జబల్పూరు సంఘటనలపై తన అభిప్రాయం వ్యక్తపరచినపుడు, అతని తాబేదారులైన ఇతర పాకిస్తానీ ఉద్యోగులు భారత దౌత్య కార్యాలయంపై దాడిని పై విధంగా చూస్తూ మిన్నకుండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దాడిని అవరోధించకుండా యథేచ్ఛగా కొనసాగింపజేసినందుకు తమ అధినేత మెచ్చుకోలు తాము పొందవచ్చునని కూడా వారు భావించి ఉండవచ్చు.

భారత దౌత్యకార్యాలయంపై దాడి జరిపిన పాక్ ముస్లిం యువకులు మొదలుకుని పాకిస్తాన్ అధినేత జనరల్ అయూబ్ ఖాన్‌వరకూ అందరిదీ ఒక్కటే మచ్చు. కోట్లకొలది ముస్లిములు భారతదేశంలో అనుభవిస్తున్న పౌరస్వేచ్ఛలు, సుఖజీవనము వీరి కంటిలో దూరవు దురదృష్టవశాత్తూ చెదరుపాటుగ ఎక్కడో జరిగిన ఒక సంఘటన వీరికి భూతద్దంలో వలె విపరీత రూపంలో కనిపిస్తుంది. పాకిస్తాన్‌లో హిందు వనేవానికి రక్షణ లేకుండా చేసివైచిన తమ రాజ్యంలో వారి కెట్టి వైపరీత్యమూ పొడగట్టదు భారతదేశంలో ముస్లిములకు బొత్తిగా బ్రతికే అస్కారం లేకుండా పోయిం దంటూ ఎక్కడలేని రోషావేశాలూ వెలిగ్రక్కుతారు. ఎదిరిలోని దోషాలేతప్ప, తమ దోషాలు తా మెంతమాత్రమూ చూచుకోనొల్లని వీరి అంధప్రకృతిని ఏమని వర్ణించగలం!

జబల్పూరు సంఘటనలను భారతదేశంలో పెద్దలెవ్వరూ హర్షించలేదు. పైపెచ్చు, చెదరుపాటుగానైనా ఇట్టివి జరిగినందుకెంతో వ్యథచెందుతున్నారు. వీటికి మూలకారణాలను తెలుసుకుని ఇకముందైనా ఇలాంటివి పునరావృత్తం కాకుండా కట్టుదిట్టాలు చెయ్యడంకోసం తహతహ చెందుతున్నారు. పాకిస్తాన్‌లో పాకిస్తానీలు హిందువులపట్ల అవలంబించిన వైఖరికీ, భారతదేశంలో ముస్లిములపట్ల భారతీయు లవలంబించిన వైఖరికీ ఎంత వ్యత్యాసమున్నదో ఈ ఒక్క అంశం విస్పష్టం చెయ్యడంలేదా?

ఆత్మహత్యకు దారితీసిన ఒక విద్యార్థినికి కలిగిన మానభంగం ఎంతటి ఉద్రిక్తతను రెచ్చగొట్టగలదో తేలికగా ఊహించుకోవచ్చు. ఈ అత్యాచారాన్ని ఖండించి తగు పరిహారం చెయ్యడానికి జబల్పూరులోని ముస్లిం వర్గాలుకూడా వెంటనే సముచిత చర్యలు గైకొనిఉంటే ఇది ఇంతగా కార్చిచ్చువలె వ్యాపించేదికాదేమో. ఏమైనా, ఈ మహా బీభత్సం జరిగినందుకు హర్షించే పెద్దలెవ్వరూ భారతదేశంలో లేరనిమాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ ఉదాత్త ప్రవృత్తే భారతదేశంలోని అన్ని మతవర్గాలవారికీ అభయముద్ర.

కరాచీ ప్రదర్శకుల ఆవేశం నెహ్రూపదాని ప్రతిక నొక దానిని తగులబెట్టే పర్యంతమూ పోయింది. కాని, పండిట్ నెహ్రూ తమకెంత ఆప్తబంధువో భారత ముస్లిములకు బాగా తెలుసు. భారత రాజ్యాంగంలో వారి కెంతటి స్వేచ్ఛా సౌఖ్యలున్నదీకూడా వారికి పూర్తిగా ఎరుకయే. కనుకనే, వివిధ భారత ముస్లిం వర్గ నాయకులు ఈ విషయంలో జనరల్ అయూబ్ ఖాన్ ప్రభృతుల జోక్యాన్ని తీవ్రంగా నిరసించారు. దీనితోపాటుగా తోటి హిందువులతో కలిసిమెలసి ఉండడంలో వారు మరింత విశాలతతో ప్రవర్తించే పక్షంలో, జబల్పూరు సంఘటనలవంటివి భారతదేశంలో ఇక ఎన్నడూ జరగబోవని విశ్వసింపగా ఆశించవచ్చు.

భారత దౌత్యకార్యాలయంపై కరాచీలో జరిగిన దాడిని భారతప్రభుత్వం తీవ్రంగా అధిక్షేపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నష్టపరిహారం కోరింది. నష్టపరిహారమే కాదు, ఇటువంటి దౌష్ట్యాలు ఇకముందు జరగనీయమని పాకిస్తాన్ ప్రభుత్వంనుండి గట్టిగా హామీ అడిగిపుచ్చుకోడం కూడా అవసరం.

తీరని లోటు

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నిర్యాణంతో తెలుగుజాతి, తలపులలో, మాటలలో, చేతలలో తెలుగుదనం వుట్టిపడే ఒక విశిష్టవ్యక్తిని కోలుపోయింది.

తెనుగువచనం, నేటి కథకులలో మొదటి తరగతికి చెందిన ఒక సిద్ధహస్తుని పోగొట్టుకున్నది.

విశేషించి, తెనుగు వ్యావహారికం గురజాడవారి కోవలో జీవం పోసిన ఒక మహా రచయితను తనకు లేకుండా చేసుకున్నది.

పదహారణాల తెనుగు వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆత్మాభిమానం, ఆత్మ ప్రత్యయం గల తెనుగుబిడ్డ.

ఆయన తెనుగుదనమే, ఆయన ఆత్మ ప్రత్యయమే అతిమాత్రంగా. ఛాందసమేమో అన్నంతగాకూడా ఆయన సంభాషణలలో, ఉపన్యాసాలలో, వ్యాసాలలో, విమర్శలలో సర్వత్రా ప్రతిఫలించేవి.

కాంగ్రెసుపక్షంపై ఆయనకుగల పగకూ, జస్టిస్ పార్టీపై ఆయనకున్న అనురాగానికీ, హిందీపట్ల బద్ధవైరానికీ, ఇంగ్లీషుయెడల మమకారానికీ, అన్నిటికీ ఆయనలోని ఈ తెనుగుదనమే కారణమని చెప్పవచ్చు.

కాంగ్రెసు ఔత్తరాహుల చేతులలో చిక్కిన సంస్థ అనీ, ఆంధ్రులు దానిలో చేరడం ఉత్తరాదివారికి దాసులు కావడమనీ, హిందీవల్ల తెలుగు భాషకు ఇంతింతనరాని అపకారం జరుగుతుందనీ ఆయన భయం.

ఇతరు లెంత నచ్చ జెప్పినా శాస్త్రిగారికి ఈ భయ సంశయాలు తొలిగేవి కావు. చాలా మందికి వారిదొక వింత ప్రకృతిగా కనిపించేది.

ఏమైతేనేమి, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి హేతువాదం మనకు నచ్చినా నచ్చకున్నా, వారి చిత్తశుద్ధిని శంకించడానికిమాత్రం వీలు లేదు. తెనుగు జాతిపై, తెనుగు జాతీయతపై, తెనుగు భాషపై, తెనుగు నుడికారంపై, ఒక్కమాటలో తెనుగుదనంపై ఆయనకుగల అపారమైన అభిమానమే ఆయనలోని ఈ రాగద్వేషాలను రగుల్కొల్పిందనడం సత్యదూరంకాదు.

సజీవమై జాతీయమై, అమలినమైన తెనుగువచనం ఆయన సొత్తు. నవలగాని, నాటకంగాని, వ్యాసంగాని, విమర్శగాని శ్రీ శాస్త్రిగారి రచన లన్నిటిపైనా ఆయన ముద్ర స్పష్టంగా కనుపిస్తూనే వుండేది. 'నవీనాంధ్ర కథకులలో ఆయన మనాపాసీ'

శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి ఆత్మకు పరమేశ్వరుడు శాంతిని ప్రసాదించాలని కాంక్షిస్తూ, అముద్రితాలైన వారి రచనలను వెలుగులోనికి తెచ్చి ఆంధ్రదేశం వారి ఋణం తీర్చుకోవాలని ఆశిస్తున్నాము.

లుముంబా హత్యకు నిరసన

విజయవాడలో గొప్ప ప్రదర్శన

విజయవాడ, ఫిబ్రవరి 27—

కాంగో ప్రధాని పాట్రిస్ లుముంబాను సామ్రాజ్యవాదులు అమానుషంగా హత్య చేసినందుకుగాను పట్టణంలోని కమ్యూనిస్టు సమితి, యువజన సంఘం, విద్యార్థి ఫెడరేషన్ ఇతర కార్మిక సంఘాలు నిన్నసంయుక్తంగా బ్రహ్మాండమైన పూరేగింపు జరిపి సాయంత్రం శాసనమండలి సభ్యులు శ్రీ కొల్లా వెంకయ్య అధ్యక్షతన ఆడిటోరియంలో బహిరంగ సభను జరిపారు

శ్రీ తమ్మిన పోతరాజు సభ ఉద్దేశాలను వివరించారు

సభలో లుముంబా హత్యకు కారకులైన వారిని శిక్షించాలని గిజెంగా నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వాన్ని గుర్తించాలని తీర్మానించారు 'సామ్రాజ్యవాదం' గడ్డి బొమ్మను తగులబెట్టారు.

కరీంగంజ్‌లో అగ్నిప్రమాదం

అస్సాం ప్రభుత్వ కార్యాలయదగ్గర

కరీంగంజ్, ఫిబ్రవరి 27.—

అస్సాం ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు, నిర్వాస కార్యక్రమాలు చూసే కార్యాలయానికి నిన్న సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆఫీసు రికార్డు, కాగితాలు పూర్తిగా ధ్వంసమయినయి కొన్ని నగం కాలిపోయినయి అగ్నిమాపకులు నాలుగు గంటలసేపు పోరాడి మంటలను చల్లార్చారు, ప్రక్కనవున్న కొన్ని దుకాణాలకు కూడా ప్రమాదం సంభవించింది. ప్రమాద కారణం తెలియలేదు

గాంధేయ సాహిత్య ప్రచురణ

కేరళలో సాహిత్యసహకారసంఘానికి గవర్నరుచే ప్రారంభోత్సవం

త్రివేంద్రం, ఫిబ్రవరి 27.—

మళయాళీభాషలో గాంధేయ సాహిత్యాన్ని ప్రచురించి, పంచిపెట్టడానికై ఏర్పాటైన కేరళ సర్వోదయ సాహిత్య సహకార సంఘానికి కేరళ గవర్నరు శ్రీ వి వి గిరి నిన్న సాయంత్రం ప్రారంభోత్సవం చేశారు.

శ్రీ గిరి ఈ సందర్భంలో ఈ సంఘంవారు ప్రచురించిన మొదటి ప్రచురణ 'అహింస—ప్రపంచ శాంతి' అనే గ్రంథాన్ని విడుదలచేశారు

పోర్టుసయ్యద్, ఫిబ్రవరి 27 :—

సరుకుల రవాణాకు ఉపయోగపడే గ్రీకు నౌక 'క్లియర్‌కాస్' అక్కా సింధుశాఖలో ఒడ్డునపట్టిందని ఆ ఓడ ఏజెంటు తెలిపారు.

స్వర్గీయ సుబ్రహ్మణ్యశాస్త్రి

విజయవాడ, ఫిబ్రవరి 27—

ప్రముఖ రచయిత, విద్వాంసుడు, మిత్రులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి మరణవార్త అత్యంత సంతాపకరమయినది రాజమహేంద్రవర్గంలో వారొక్కరూ ఒక ఉద్యమంగా పని చేశారు అనేక గ్రంథాలు రచించారు. వారి 'వడ్లగింజలు' నవల, 'రాజరాజు' నాటకం, 'ఇల్లుపట్టిన విధవాడబడుచు' వంటి కథలు ఆంధ్రదేశానికి సుపరిచితాలు వారి "ప్రబుద్ధాంధ్ర" పత్రికలో వారి విమర్శనా లేఖిని జ్వాలాముఖివలె నడిచింది. అనవసరంగా వారు ఒకరిజోలికి పోయేవారు కాదు వారిజోలికి వస్తే సహించేవారు కాదు. లోకవృత్తం వారికి తెలిసినా, కాలానుగుణంగా సర్దుకుపోవలసినదని మిత్రులు సలహాలనిచ్చినా, వారి సిద్ధాంతాలు వారు వదిలేవారు కాదు. ఆ సందర్భంలోమాత్రం వారికి ఎవరితోనూ రాజీ లేనేలేదు. వారు ఉత్తమ స్నేహితులు వారింటిలో మిత్రు లనేకులకు ఆతిథ్యం ఇచ్చేవారు. వారితో ప్రసంగించడం కత్తిఅంచుమీద నడవడమే. చూపులు'కాని, మాటల'గాని, నవ్వుల'గాని వారిని లాఘవం చేస్తున్నట్లు వారికి యేమాత్రం స్ఫురించినా గొడ్డలిపెట్టుగా ఏదో ఒకమాటతో సమాధానం చెప్పి ఆ సంభాషణ త్రుంచేసేవారు. వారికి ఎక్కువమంది స్నేహితులు లేరు కాని ఉన్నవారికి మాత్రం వారు ప్రాణమిచ్చేవారు వారు ఏమన్నా పడుతూ, నవ్వుతూ "ఈవిషయంలో మనకు అభిప్రాయభేదం ఉంది మీరు లోకాన్నను సరించిపోతున్నారు. నా కది పడదు నేను నష్టపడతానని నాకు తెలుసు అయినా నా కది యిష్టమే" అనేవారు. ఇలా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి డా శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారికి అనేక ప్రసంగాలు నడిచేవి

మదరాసు రాష్ట్రంలో హిందీ వ్యతిరేకోద్యమం ఇటీవల కొన్ని కారణాలను పురస్కరించుకొని వచ్చింది స్వాతంత్ర్యపోరాటం ముమ్మరంగా ఉన్నరోజులలోనే ఆయన తెలుగు ప్రాధాన్యమును తగ్గిపోతుందనే భయంతో హిందీని గూర్చి కలం ఎత్తారు.

వారి ఆంధ్ర భాషాభిమానం ఎంతటి దంటే ఒకవేళ ఆంధ్ర ప్రదేశ సాహిత్య ఎకాడమిలో తనను సభ్యుడుగా వేసినా తాను అంగీకరించ నన్నారు కారణం అది స్వచ్ఛమైన ఆంధ్ర ఎకాడమీ కాక ఉరుదూతో మిశ్రమమై ఉండడమే నన్నారు

అల్లాగే 'ఆకాశవాణి' వారితో అభిప్రాయ భేదం వచ్చి వారు ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇటీవల అంగీకరించవేలేదని వారు చెప్పారు

రచయితలను కవులు తక్కువచూపు చూస్తారనే బాధ వారికి ఉండేది విశ్వనాథ వారి కవిత్వమంటే వారికి ఎక్కువ యిష్టం అద్దేపల్లి వారి సహాయంతో వారు 'కళాభివర్ధనీ పరిషత్తు' తరపున అనేక కవులను, రచయితలను సన్మానించారు. వారు నిరంతరం ఏదో వ్రాస్తూనే ఉండేవారు 'గంధర్వ ఫార్మసీ' అనే ఆయుర్వేద ఔషధముల నిలయం వారికి ఉండేది

గోదావరి తీరంలో ఆస్థాన కవి శ్రీపాద, ప్రముఖ రచయిత శ్రీపాద కొద్దికాలం తేడాలోనే స్వర్గస్థులు కావడం విచారకరం. వారి కుటుంబానికి నా సానుభూతి.

—శ్రీ పైడిపాటి సుబ్బరామశాస్త్రి

కయిరోచే బెల్జియన్ ఆస్తిపాస్తుల స్వాధీనం

400 మంది బెల్జియన్‌లు తక్షణం దేశం వదలి వెళ్లాలని ఉత్తర్వు కూడా

కయిరో, ఫిబ్రవరి 27.—

ఈజిప్టులోని బెల్జియన్ ఆస్తులను స్వాధీనం చేసుకొనవలసిందని ప్రెసిడెంట్ నాసర్ గతరాత్రి ఉత్తర్వునిచ్చారు. బ్రసెల్స్, కయిరోలమధ్య దౌత్య సంబంధాలు నిన్నను త్రెంచివేసుకున్నమీదట ప్రెసిడెంట్ నాసర్ ఈ ఉత్తర్వునిచ్చారు.

యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌లోనున్న సుమారు నాలుగు వందలమంది బెల్జియన్ పౌరులుదేశాన్ని తక్షణం వదలిపోవాలనికూడా యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ అధికారులు ఆదేశించినట్లు "అల్ అహ్రామ్" వార్తాపత్రిక విన్నను ప్రకటించింది.

బెల్జియన్ రాయబార కార్యాలయంలోని బెల్జియన్ దౌత్యోద్యోగులు ఎనిమిదిమందినివెళ్లిపోవలసిందని కూడా అధికారులు కోరినట్లు ఆ పత్రిక వ్రాసింది కయిరోలోనిబెల్జియన్ రాయబారకార్యాలయంపైన లుముంబా అభిమానులు ఫిబ్రవరి 12, 15 తేదీలలో దాడులు జరిపినప్పుడు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ఏవిధమైన చర్య తీసుకోనకుండా పూరుకున్నదనీ, ఆ కారణంగా ఆ దేశంతో తన సంబంధాలను త్రెంచివేసుకుంటున్నాననీ బెల్జియమ్ నిన్నను ప్రకటించింది

ఈజిప్టులోని బెల్జియన్ ఆస్తులను గత డిసెంబరులో ప్రభుత్వపు అజమాయిషీ క్రింద వుంచారు గత రాత్రి ఇచ్చిన ఉత్తర్వు ఇంతవరకు జాతీయకరణ జరగకుండావున్న ఆస్తులకు వర్తిస్తుంది

ఇలా వర్తించే వాటిలో సబెనా అనే బెల్జియన్ విమానాల సర్విస్, బెల్గా వార్తాసంస్థ కూడా వున్నవని పరిశీలకులు భావిస్తున్నారు

ఇక్కడి నుంచి బెల్జియన్ జాతీయులు ఎవరెవరిని బహిష్కరించ నున్నారో వారి జాబితా ఒకటి తయారు చేయబడినట్లు అభిజ్ఞవర్గాల వారన్నారు సూయజ్ కాల్వ పూడిక తీసే పనిలో వున్న కొందరు బెల్జియన్‌లను మాత్రం యీ జాబితాలో చేర్చక పోవచ్చునని వీరుభావిస్తున్నారు

ప్రస్తుతపు ఉత్తర్వు ప్రకారం స్వాధీనం చేసుకున్న సంస్థలను ఈజిప్షియన్ అధికారులు నిర్వహించవచ్చు, లేక మూసివేయవచ్చు

బెల్జియన్ ఆస్తులు ఈజిప్టు ఆర్థికమంత్రి హసన్ అబ్బాస్ జాకీ అదుపులో వుంటాయని కూడా నిన్నటి ప్రకటన తెలియ జేస్తున్నది

యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ స్వాధీన పరచుకునే ఆస్తి విలువ రెండుకోట్ల డాలర్ల దాకా వుండగలదని హసన్ అబ్బాస్‌జాకీ దరిమిలా తెలియజేశారు

నేటి (సోమవారం) నుంచి అమలు లోనికి వచ్చేటట్లు బెల్జియన్ పద్దులన్నిటినీ స్తంభింపజేయవలసిందని బ్యాంకులకు ఉత్తరు లివ్వబడినట్లు ఆయన తెలియజేశారు

బెల్జియన్ ఆస్తి సంతనూ స్వాధీనం చేసుకుంటున్నట్లు యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ ప్రభుత్వం చేసిన ఉత్తరు చాలావరకు ఒక ప్రచారపు ఎత్తుగడ అని బెల్జియన్ ఆర్థిక వర్గాలవారు భావిస్తున్నారు.

యునైటెడ్ అరబ్ రిపబ్లిక్‌లోని ముఖ్యమైన ఆస్తులను గత డిసెంబరులోనే స్వాధీనం బెల్జియన్‌చేసుకున్న విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు

ఇప్పుడు కొత్తగా తీసుకున్నచర్య చిన్నతరహా సంస్థలను, వ్యక్తిగత ఆస్తులకు వర్తిస్తుందనీ, దీనివల్ల రాబోయే ఆర్థికమైన లావాదేవీలు చాలా స్వల్పమైనవని వారన్నారు.

నంగల్ ఎరువుల ఫాక్టరీ

ఉత్పత్తి ప్రారంభం

చండీఘర్, ఫిబ్రవరి 27 —

నంగల్ కెమికల్స్, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఈ బుధవారంనుండి ఉత్పత్తి జరుగుతున్నది ఈ విషయం ఇక్కడ నేడు అధికార రీత్యా తెలియజేయబడింది

భాక్రా విద్యుత్ ఉత్పాదక కేంద్రం నుండి ప్రస్తుతం లభ్యమయే యాభైవేల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఆధారంగా, ఈ ఫ్యాక్టరీలో రోజుకు సగటున మూడువందల టన్నుల ఎరువులను ఉత్పత్తిచేయ పిలవుతుందని తెలియజేయబడింది క్రమేపీ నాలుగు వందల టన్నులు, ఆపైన ఎనిమిది వందల టన్నులు రోజుకు ఎగయున ఉత్పత్తి జరుగ గలదు

మంత్రి పదవికి శ్రీ పల్లంరాజు రాజీనామా

ఎప్పుడుఆమోదించేది నిర్ణయించుకోలేదని ముఖ్యమంత్రి వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 27 —

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నికైనందున, అటవీ శాఖామంత్రి శ్రీ ఎమ్ పల్లంరాజు సమర్పించిన రాజీనామా ఏతేదీన ఆమోదించేదీ తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి శ్రీ డి సంజీవయ్య నేడు ఇక్కడ పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు

శ్రీ పల్లంరాజు రాజీనామాను అంగీకరించడమా లేదా అంగీకరించకపోవడమా అనే విషయంలో తా మెట్టి నిర్ణయాన్ని తీసుకోలేదనీ, పార్టీ సమావేశంలో జరిగిన ఏ విషయాన్ని గురించి వెల్లడిచేయడానికి తాము సిద్ధంగా లేమనీ, పార్టీలో జరిగేవాటిని గురించి వెల్లడి చేయవద్దని ఇతర సభ్యులను కూడా కోరామని చెప్పారు.

త్రివేండ్రంకు అనితాబోస్ ఆగమనం

త్రివేండ్రం, ఫిబ్రవరి 27 —

నేతాజీ సుభాస్‌చంద్రబోస్ కుమార్తె కుమారి అనితాబోస్ నేడు మదురై నుంచి ఇక్కడకు వచ్చారు

ఆమె ఈ రాష్ట్రంలో రెండురోజులు గడుపుతారు

మార్చి ఒకటి మధ్యాహ్నం హైకోర్టుకు సెలవు

హైదరాబాద్, ఫిబ్రవరి 27 —

జనాభా లెక్కలసేకరణ సందర్భంగా మార్చి ఒకటిన మధ్యాహ్నం 12—45 తర్వాత ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు, రిజిస్ట్రార్ ఆఫీసు మూసివేస్తారని రిజిస్ట్రార్ ప్రకటిస్తున్నారు.

ఆషామాషీ

రైలు నడుపుతున్నా ననుకొన్న కాకి

అనగా అనగా ఒకకాకి ఆ కాకి ఒక రోజున స్టేషనులో ఆగిన ఒక రైలుపెట్టెమీద వాలిందిట దానిపైనే ఇంజను ప్రకారం అది 'కావు కావు' మంటూ కూసిందిట. ఇంతలో రైలు కూతవేసి బయలుదేరిందిట

"ఇంకేంవుంది తనకూతకు భయపడే రైలు నడుస్తున్నదనే ధీమా వచ్చిం దా కాకికి ఆ సంతోషంతో పూరికే రెక్కలు కొట్టుకోవడం ప్రారంభించిందిట. . . ఎక్కడో జారిపోయింది పెట్టెమీదనుంచి.

ఈ కాకి మనస్తత్వంగలవాళ్లు మానవుల్లో కూడా చాలామంది వుంటారు ఏదో కొద్దిగా చదవడంవల్లనో, ఏ పుణ్యాత్ముడి సిఫార్సువల్లనో —వచ్చి ఒక సంస్థలో పడతారు పడ్డతర్వాత ఏదో చాకిరి అప్పగించకతప్పదుగదా!

ఇక దాంతో వారి కెక్కడలేని 'హోదా'కాని హోదావచ్చిపడుతుంది కళ్లుమూసుకుపోతాయి— . . . వళ్లు బిగుసుకుపోతాయి.

సభ్యతా, సంస్కారం వారిలో లోపించిపోతాయి — మానవత్వం నశించిపోతుంది ఎదుటివాళ్లను పలకరించడం తన హోదాకు లోపం అనుకొం టాడు ఆదోరకం పోజుపెట్టి పలకకు పోతూవుం టాడు

ఒకవేళ మా స్లైడినా 'సంధిగుణం'లో ప్రవాహంలాగా వస్తుంది సంభాషణ ఎంతవాళ్లనైనా తూలనాడతాడు . . "కాళిదాసు కేం వచ్చు ? కావ్యాలన్నీ పాడుచేశా డంటాడు . . . పూరికే పంచిపెట్టే ఏ పేపరులోనో తాము వ్రాసిన విమర్శ చేతపట్టుకొని సాగుతారు . .

రవీంద్రుడు కవి కాడు

శరత్ దంతా గమ్మత్తు

రవీంద్రుడు కవి కా దంటాడు — శరత్ దేం వుంది — అదంతా పట్టి గమ్మత్తు అంటాడు "ఏదైనా చెపితే నే చెప్పాలి — వింటే లోకం వినాలి. . . లేకపోతే సారస్వతజగత్తుమీద ఒక యాటంబాంబువేసి సాగుకోవాలి" అం టాడు

ఇలా 'పరనిందా', 'ఆత్మస్తుతి' చేసేవాళ్లతో, మన సంస్కృతి చాలా "చిన్నపుచ్చు"కొంటుంది —ఇలాటివాళ్లకు తావిచ్చిన సంస్థలు, తమలో తామే వివాదపడుతూ వుంటాయి. వీళ్లసంగతి విన్నప్పుడు "పాపం" అనిపిస్తుంది, ఆ సంస్థల సంగతి తెలియనప్పుడు "వాటి కో శాపం" అనిపిస్తుంది.

ఎవ రేమన్నా అనుకోనివ్వండి — అతగాడు మాత్రం "తనవల్లే ఆ సంస్థ నిలుస్తోం దంటాడు కాసేపు. తనవల్లే సారస్వతజగత్తు కించిత్తు నిలిచివుం దీ భూమండలంమీద" అం టాడు "నోబుల్ బహుమతి నీకే ఇచ్చాం, దయచెయ్యి"మని ఉత్తరం ఎప్పుడు వస్తుందా అని ప్రతిం'జా ఎదురుచూస్తాడు . . లేకపోతే పోస్టువాళ్లను తిట్టిపోస్తాడు.

'నమ్రత' — అనేది ఎక్కడా కనిపించదు వీరిలో. వెళాభరుకు జీతం ఇవ్వకపోతే — పాపం వాళ్లకు జీవితమే వుండదు. ఆ విషయంమాత్రం జ్ఞాపకంవుండదు వీరికి ఏదో సంస్థల్ని ఉద్ధరించడానికి జన్మించామని విర్రవీగుతూ వుంటారు

ట్రాక్‌లో మిస్టేకా...ఇంజన్‌ట్రబులా

రైల్వేలో చిన్న నౌకరి చేసేవాడు . . తన రైళ్లన్నీ నడుపుతున్నట్లుగా పోజుపెడుతూ వుంటాడు — కూలంకషంగా రైల్వే చరిత్ర తనకే తెలుసునన్నట్లుగా మాట్లాడతాడు "ఈ మధ్య రైళ్లను స్పీడుగా నడుపుతున్నాం తెలుసా! ఏదో ప్రజలు గొడవపెడుతున్నారు. అందుకని చేశాంగాని — చాలా చిక్కు లున్నాయి.

"కెనడా ఇంజన్ల కేం ? అవి పోతాయి . కాని పట్టాలు ఆగొద్దూ? అక్కడికీ గార్డులకు చెప్పాం 'ధైర్యంగా వున్నచోట స్పీడుపెట్టు—లేనిచోట తగ్గించు' అని అదంతా వాళ్లు చూసుకొంటారులెండి. . . ప్రజలకు రైళ్లు నడపడంలోవున్న 'డిఫికల్టీస్' తెలియ వనలు" అంటూ జగ్‌జీవన్‌రామ్‌కన్నా కచ్చితంగా మాట్లాడతాడు.

ఒకంజా రైలు లేటుగా వచ్చిందనుకోండి ఆ యువకుడు స్టేషనులో వుండటం తటస్థిస్తే, 'అరే! ఇవ్వాళ ఆలస్య మెందుకైందో. . డ్రైవరు గట్టివాడేనే. . . ట్రాక్కులో ఏదైనా మిస్టేక్ వచ్చిందా!. . . ఇంజను ట్రబుల్ వచ్చిందా! — అలాటిదేదైనా అయితే మాకు టెలిఫోను రావలసిందేనే" — ఇలా ప్రసంగం సాగిస్తూవుంటాడు

"మీరు వాయనా! నువ్వుచేసే వుద్యోగమేమిటి" అని కొంచెం నెమ్మదిగా అడిగితే . . "కాంట్రాక్టరు దగ్గిర క్లర్కునంటే' అని చెప్పేస్తాడు పాపం. ఇంత చిన్నవుద్యోగంలో వుండే, అంత ప్రతిభ ఎలా సంపాదించావంటే ? ఏం జవాబు చెప్తాడు . . 'మా దొడ్లో సొరకాయ లెక్కువ కాస్తాయి రోజూ నాలుగు భుజాన పెట్టుకు బైలుదేరుతాను' అని చెప్పగలడా పాపం ? . ఎదుటివాళ్లే వూహించుకోవాలి— 'మన కెందుకులే' అని సాగుకోవాలి ఇంకా వివరాల్లోకిపోతే "ఎటికెట్" తెలియని గ్రామ్యుడే యీటువాపం అనుకోవాలి

దీవించుమన్నవాడే.... ద్వేషిస్తాడు

ఎవరైనావచ్చి భగవంతుడి దయవల్ల ఏ వుద్యోగంలోనో చేరడం సంభవిస్తే, కుదివడ్డ వాళ్లవల్లా "ఏదో వచ్చి చేరాను మీరంతా దీవించాలి. . . మీవాణ్ణిగా భావించాలి. . . పూరికే క్రొత్త...! ఉద్యోగానికి క్రొత్త..." అని ఎంతో నమ్రతగా మా ట్లాడటం జరుగుతూ వుంటుంది

సత్రంలో దర్బారు

రెండు మూడు నెలలు గడిచేసరికి, అదివరకున్నవాళ్లకన్న ఎక్కువమంది స్నేహితులు లభిస్తారు వాళ్లకు. దీవించమన్నవాళ్లనే బహిరంగంగా విమర్శిస్తూ వుం టాడు ఎక్కడలేని 'స్టాండర్డు' ఏర్పడుతుంది మూట వాళ్లింట్లో, వీళ్లింట్లో పెట్టినవ్యక్తి ఏ సత్రంలోనో దర్బారే పెట్టేస్తాడు . . అప్పులు పుట్టేస్తాడు . . గొప్పలు విసురుతూ వుం టాడు.

'అదేమిటి అలావున్నా'వని ఎవరైనా అడిగితే "ఏం, నే నొకడికి లొంగివుండవలసిన అవసరం ఏం వుంది ? . . పైగా నాలుగురోజుల్లో వాడి సంగతంతా పట్టేశా . అతగాడికి అక్షరమ్ముక్క రాదు. . . ఉద్యోగ మెలా ఇచ్చారో తెలియదు. . . ఆపోస్టు నా కిస్తే... బొమ్మ రికిల్చుచూపిస్తా"... అం టాడు

"అలాటివాడి ఇలాటి పోస్టులో ఎందుకు చేరావయ్యా వచ్చి, అంటే"... "అబ్బేనసలో చేరితే చాలు. . . మూడునెలల్లో మీకు 'పెద్ద పోస్టిస్తా' మన్నారు . అందుకని చేరాల్సివచ్చింది" అంటాడు

ఎక్కడికివెళ్ళినా సొరకాయలూ, కత్తీ సిద్ధం.

ఈమధ్య ఎక్కడో చదివాను. ఇద్దరు మగువలు చాలా స్నేహంగా వున్నారట. . . ప్రతిక్షణం కలిసి తిరుగుతూ వుండేవారు. మన జీవితా లిలా పోవలసిందే ననుకొనేవారట అలా ప్రమాణాలు కూడా చేసుకున్నారట

కొద్దిరోజులు పోయిన తర్వాత, వారిద్దరూ ఎదురయ్యారట అందులో ఒకామె స్నేహితురాల్ని పలకరించకుండా, తలవంచుకొని వెళ్లిపోయిందిట రెండో ఆమెకు ఆశ్చర్యం వేసింది. "ఏవిటి అప్పుడే ఇంత మారిపోయిం"దని ఆమె కుంగిపోయింది. చివరికి నిశ్చయించుకొందిట— "ఎవరినైనా ప్రేమించిందేమో ? లేకపోతే అంత పరధ్యాన్నంగా ఎందు కుంటుంది" అని.

ప్రేమ ఎటికెట్ పాటించదు

"ప్రేమించినా సరే, మన స్నేహాన్ని నియమంగా నడుపుదాం" అని ఆ స్నేహితురా లన్న మాటలు జ్ఞాపకంవచ్చాయట మరి ఎందు కిలా ప్రవర్తించిందా అనే సందేహంతో — ఇంటికి వెళ్లిందిట ఆ తర్వాత మెల్లగా తెలిసిందిట— తను ప్రేమించినవీరుణ్ణే ఆనాటిమణి ప్రేమించిందని 'ప్రేమ' 'డబ్బు' 'పదవి' ఎటికెట్‌ను దూరంచేస్తా యనేందుకు లక్ష ఉదాహరణలు దొరుకుతాయి.

ఇంకా కొద్దిరోజులు పోయినతర్వాత ఆ స్నేహితురాలు వచ్చి, తను వలచిన "శా బాయ్"ని గురించి, ముందు వలచిన సుందరివద్దే పెద్ద లెక్చరు ప్రారంభించిందట. పూర్వకాలంలో ప్రేమించడమంటే పెద్దతప్పు. ఎవరన్నా తెలిసి చెప్పుకొంటూ రని సిగ్గుపడేవారు . .

ఇప్పు డలా కాదు. . . ప్రేమించడమంటూ సంభవిస్తే — తమంతట తామే ఎక్కడలేని ఎడ్వర్టయిజమెంటు ప్రారంభిస్తున్నారు. ఒకొక్కప్పుడు 'శా ఫ్రాయ్' ఎడ్వర్టయిజమెంటుకంటె ఎక్కువవుతోంది కూడా అవతలవాడి 'స్టేటస్' 'స్టేచర్' దిగిపోతున్నకొద్దీ వీళ్లకవిత్వం ఎక్కువవుతూ వుంటుంది.

ప్రేమలో అనంతశక్తి....

ఈ సందర్భంలో తరిగిపోయే సొరకాయలకు అంతు వుండదు . . . కొన్ని ముదురుకాయలు వచ్చినా, పదునుగల కత్తులు గనక తరగడంలో ఏమీ తబ్బిబ్బు రాదు. . . ఇంతకీ చెప్పవచ్చిందేమంటే—ఇలాటికథ వింటుంటే 'ప్రేమ'అనే 'అనంతశక్తి'ని వా రొక్కరిలోనే ఇనుమడ్చు కొన్నట్టు — ఆ వరం భగవంతుడు ప్రత్యక్షమై వారికే ఇచ్చినట్లు — తక్కినవాళ్లంతా దీనులై వాపోతున్నట్లు ప్రవర్తిస్తూ వుంటారు 'ప్రేమ —అనుభవాలు' అనే శీర్షికకైన ఎక్కడలేని కోతలు కోస్తూవుంటారు ఇలాటివాళ్లంతా 'ఎటికెట్'ను 'బ్రాకెట్టు'లో మేసి పంచుతారు పాపం!

—రావూరు

పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం తీవ్ర ఆక్షేపణ

కరాచీసంఘటనకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా అడిగినట్లు వార్త

కరాచీ, ఫిబ్రవరి 27 —

పాకిస్తాన్‌లోని ఇండియా హైకమీషనర్ కార్యాలయంపై గూండాలు దాడిచేసి ఆస్తికినష్టం కలిగించిన సంఘటనపై భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు తీవ్రమైన ఆక్షేపణ తెలియచేసింది.

ఇండియా హైకమిషనర్ కార్యాలయానికి, ఆకార్యాలయం ఆఫీసర్లకు, కారులకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించవలసిందిగా భారత ప్రభుత్వం అడిగినట్లు తెలుస్తున్నది

ఇండియా తాత్కాలిక హైకమీషనర్‌గా ఉన్న శ్రీ ఆర్ ఎ సి. త్రివేది పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శిని కలిసికొని కార్యాలయంపై జరిగిన దాడి ముందుగా ప్లానువేసికొని జరుపబడినదని ఒక పత్రం సమర్పించారని కూడ తెలుస్తున్నది

ఈ దాడి జరిగిన సందర్భంలో అక్కడున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్లు, జిల్లా మేజిస్ట్రేటు గూండాలు రాళ్ళు విసరుతున్నప్పటికీ ఎలాంటి నిరోధక చర్యలు తీసికోకుండా 40 నిమిషాలసేపు వారిని స్వేచ్ఛగా వదిలివేశారని కూడ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇండియా తెలియచేసింది

ఈ దాడి జరిగేసందర్భంలో రాళ్లతోనింపిన ఒక ట్రక్కు, రెండు గాడిదలు అక్కడ కనిపించటానికి కారణమేమిటో అధికారులనుంచి ఇంతవరకు విలేఖరులకు వివరణ అందవేలేదు

గూండాలు హైకమీషనర్ భవనంపై విచ్చలవిడిగా రాళ్ల విసరటం, చాలమంది తమతోపాటు రాళ్లమూటలు తీసికొని రావటంకూడ విలేఖరులు ప్రత్యక్షంగా చూశారు

వారిచ్చిన నినాదాలు ప్రాయటానికి కూడ వీలులేనంత అసహ్యకరంగాఉన్నవి "నెహ్రూ ఖాకీ" 'రక్తానికి రక్తంతోనే ప్రతీకారం' అని కూడ వారు నినాదాలు చేశారు.

శ్రీ నెహ్రూ బొమ్మ ఒకదానిని కాల్చివేసి గూండాలు దానికి అంత్యక్రియలు జరపటమేకాక ఆయునఫోటోనుకూడ తగులబెట్టారు. వారు రాళ్లు విసురుతున్నంతసేపు 200 మంది పోలీసులు, ఆఫీసర్లు ఆలాచూస్తూ నిలబడ్డారు. ఇలా 40 నిమిషాలసేపు జరిగిన తర్వాత పోలీసు విజిల్ వేయగానే ముందే అనుకొన్నారా అన్నట్లు గూండాలు ఒక్కసారిగా చెదిరిపోయారు.

నిన్నటిరోజున సుందరభవనంగా కళకళలాడుతున్న ఇండియా హైకమిషనర్ భవనం నేడు చెల్లాచెదరై కళావిహీనంగా కనబడుతున్నది కిటికీల అద్దాలు, పూల కుండీలు మొదలైనవన్ని ముక్కముక్కలుగా పగిలిపోయినవి భవనం ఆవరణలో ఎక్కడ చూచినా రాళ్లే, కొన్ని రాళ్లు 10 సేరుల బరువుకూడ ఉన్నవి.

ఆవరణలో నిలబెట్టి ఉన్న రెండు కారులకు బాగా నష్టం సంభవించింది. గూండాలు ముఖ్యంగా భవనంలోని మూడవ అంతస్తుమీదనే ఎక్కువ రాళ్లు విసిరారు.

కరాచీలోని వార్తాపత్రికలు ముఖ్యంగా ఆంగ్ల పత్రికలు నేటి ఉదయం ఈ సంఘటనను వ్రాస్తూ రాళ్లు విసిరారన్న విషయాన్నే పేర్కొనలేదు

ఇండియా హైకమిషన్ నేటి సాయంకాలం ఈ దాడిపై ఒక ప్రకటన చేస్తూ వాస్తవ విషయాల నన్నింటిని వివరించింది ఊరేగింపు హైకమిషన్ భవనానికి రాకముందే పోలీసులు, రిజర్వుదళం భవనం వద్దకు వచ్చి హెచ్చరిక చేశారనీ, వారుకూడ అక్కడే కాపలా ఉన్నారనీ, అయితే గూండాలు రాళ్ళ విసరుతు భారతదేశం మీద, భారత ప్రధాని శ్రీ నెహ్రూమీద అవాచ్యమైన భాషతో నినాదాలు చేస్తుంటే వీరు చూస్తూ వూరుకొన్నారని ఈ ప్రకటన వెల్లడించింది. రాళ్ల దెబ్బలకు పగిలిన గాజు ముక్కల దెబ్బలకు కొందరు ఆఫీసర్లు గాయపడ్డారని కూడ ఈ ప్రకటనలో ఉన్నది

ప్రదర్శకులు ముఖ్యంగా హైకమిషనర్ గదిపై దృష్టిని కేంద్రీకరించి రాళ్లు విసిరారనీ, వారు తమతో రాళ్లు విశేషంగా కొనివచ్చారనీ, అదికాక ట్రక్కుమీద, బండ్లమీద కొత్తగా రాళ్లు దిగినవని ఈ ప్రకటన వివరిస్తున్నది.

ఇది ఇలా ఉంచి ప్రదర్శనలకు ముందురాత్రి నగరమంతట వేలాది కరపత్రాలు పంచిపెట్టబడినవనీ, జబల్‌పూర్ దురంతాలను ఖండించటానికి ఇండియా హైకమిషన్ ముందు ప్రదర్శనలు చేయవలసిందిగా ఆ కరపత్రాలు ప్రబోధించినవని తెలుస్తున్నది

ఈ కరపత్రంలో శ్రీ నెహ్రూను, నిశితంగా విమర్శించినట్లు తెలుస్తున్నది

'మార్షల్ లా' నిబంధనల ప్రకారం రాజకీయ సభలు, ఊరేగింపులు నిషేధించబడినవి అదికాక కరాచీ జిల్లా మేజిస్ట్రేటు నిన్న 144వ సెక్షన్‌కూడ జారీచేశారు అయినప్పటికీ రేపటి ప్రదర్శనకు ఏర్పాట్లు నిరంతరాయంగా జరిగిపోతున్నట్లే తెలుస్తున్నది

'ఇది కేవలం అవివేకమైన చర్య'

కరాచీ ముస్లింల ప్రవర్తనపై రాంపూర్ నవాబ్ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 —

కరాచీలోని భారత దౌత్య కార్యాలయంపై దాడిజరిపిన ముస్లిముల దుష్కర చర్యలను ఖండిస్తూ రాంపూర్ నవాబు నేడొక ప్రకటన కావించారు భారతీయులకు ప్రియతమ నాయకుడు శ్రీ నెహ్రూ బొమ్మను దహనపరచడం, భారత దౌత్య కార్యాలయంపై దాడిసల్పడం పూర్తిగా బాధ్యతా రహితమైన చర్యఅని, ఏదిమంచి, ఏదిచెడ్డ అనే వివేకాన్ని కోల్పోయి యిలా ప్రవర్తించడం తగదని, ఇకముందు యిట్టి చర్యలకు దిగకుండా వివేకంతో నిజమైన ముస్లిములవలె, వారు మసలాలని, భారతదేశంలోని ముస్లిములు, శ్రీ నెహ్రూ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని వ్యక్తంచేస్తూ ఒక ప్రకటన చేయాలని ఆయన అన్నారు

"ముందే అనుకొని చేసినపని కావచ్చు"

శ్రీ ఎస్. జి. గోరే ప్రకటన

బొంబాయి, ఫిబ్రవరి 26 —

కరాచీలో నిన్న ఇండియా దౌత్య కార్యాలయం జరిగిన దాడి ఆకస్మికమైన ప్రదర్శన కాదనీ, ముందే అనుకొని సిద్ధమై ఆ పనిచేసినట్లు కనిపిస్తున్నదని ప్రజాసోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ ఎస్ జి గోరే నేడొక ప్రకటనలో అన్నారు

కరాచీలో నిన్న జరిగినదానికి, జబల్‌పూర్ సంఘటనపై ఇండియాలోని ముస్లిముల పట్ల మొసలికన్నీరు పెట్టి ఈనెల 17 వ తేదీని ఢక్కాలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ చేసిన ప్రకటనకు సంబంధం ఉండవచ్చునని కూడ శ్రీ గోరే తన ప్రకటనలో అన్నారు

హిమాలయ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితిని అవకాశంగా తీసికొని భారతదేశంపట్ల పాకిస్తాన్ ఆహంభావ వైఖరికి దిగుతున్నదనీ, పాకిస్తాన్ విదేశాంగ విధానంలోని ఈ మార్పును చాల జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలని ఆయన హెచ్చరించారు

జాతీయ ప్రభుత్వంపై ముస్లింల విశ్వాసం

భోపాల్, ఫిబ్రవరి 26 —

భారత జాతీయ ప్రభుత్వంపై ముస్లిములకు పూర్తి విశ్వాసం ఉన్నదని, తమ హక్కులను కాపాడుకోవటానికి వారు ఏ విదేశ సహాయాన్ని కోరటంలేదని అఖిలభారత ముస్లిం ముతెంద ఆహజ్ అధ్యక్షుడు సయ్యద్ ఆక్రులుల్‌హక్ నేడొక ప్రకటన చేశారు.

ఇండియాలోని ముస్లిం అల్పసంఖ్యాకులు శ్రీ నెహ్రూ నాయకత్వానగల జాతీయప్రభుత్వం చేతిలో సురక్షితంగా ఉన్నారని, ఎక్కడైనా స్థానికంగా ఏదైనా ఇబ్బంది కలిగితే దానిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కొనిపోగానే సవరించుతున్నారని ఈయన తన ప్రకటనలో విశదంచేశారు

ఢక్కా, ఫిబ్రవరి 27 —

సాయుధులైన 15 మంది వ్యక్తులు జెస్సూరు జిల్లాలోని రావ్‌నగర్ గ్రామంలో కొన్ని ఇండ్ల మీద శుక్రవారంనాడు అర్ధరాత్రి దాడి జరిపి ఇద్దరు వ్యక్తులను కొద్దిగాయ పరిచారు. అక్కడి గ్రామస్తులలో ఇరు పక్షాలకు భూమి సంబంధమై వచ్చిన తగాదాలో ఈ దాడులు జరిగాయి

సమితి కార్యదర్శి పదవిపై తర్జన భర్జనలకిది సమయం కాదు

దానివలన కాంగో, నిరాయుధీకరణ వంటి సమస్యలుఅడుగునపడగలవని నెహ్రూప్రకటన

శ్రీ కృశ్చెవ్ పంపిన లేఖల వివరాలను వెల్లడించజాలనని రాజ్యసభలో ప్రధాని వివరణ

ఢిల్లీ, ఫిబ్రవరి 27 —

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ- జనరల్ పదవిని గురించిగానీ, ఆ పదవిలోని వ్యక్తిని గురించిగానీ ప్రస్తుతం ఎలాంటి చర్యనైనా ఉత్పన్నంచేయడం సమితి సమర్థవంతంగా పనిచేయటానికి అడ్డు రాగలదని, కాంగో నిరాయుధీకరణ మొదలైన ప్రధానవిషయాలను విస్మరించటానికి మార్గంకాగలదని ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ నేడు రాజ్యసభలో చెప్పారు.

శ్రీ కృశ్చెవ్‌నుంచి ప్రధానికి వచ్చిన లేఖలను గురించి, వాటికి శ్రీ నెహ్రూ పంపిన సమాధానాలను గురించి శ్రీ భూపేష్‌గుప్తా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక ప్రకటన చేస్తూ శ్రీ నెహ్రూ ఈ విషయం చెప్పారు.

'రహస్య' లేఖలలోని విషయాలను తాను వెల్లడించజాలననీ, తన సమాధానాన్ని కూడ వివరించజాలననీ, ప్రభుత్వవిధానాన్ని మాత్రం స్పష్టం చేయగలననీ ప్రధాని చెప్పారు

సమితి నిర్మాణాన్ని మార్చటం గురించిగానీ, సెక్రటరీ — జనరల్ పదవిని గురించిగానీ, ఆ పదవిలోని వ్యక్తిని గురించిగానీ ఇప్పుడు ప్రశ్నించటం వలన కాంగో, నిరాయుధీకరణ వంటి ముఖ్యవిషయాలు అడుగునబడిపోగలవని భారతప్రభుత్వం భావిస్తున్నదని, న్యాయానికి కాంగో, నిరాయుధీకరణ సమస్యలకు ప్రధానస్థాన మీయాలని ప్రభుత్వం అభిప్రాయమని శ్రీ నెహ్రూ స్పష్టీకరించారు సమితినిగురించి, లేక దాని సెక్రటరీ—జనరల్‌ను గురించి ఏ దేశమైనా ప్రశ్నించదలచినపక్షంలో వాటిని తర్వాత విడిగా ప్రతిపాదించాలని భారతప్రభుత్వం అభిప్రాయపడుతున్నదనికూడ శ్రీ నెహ్రూ చెప్పారు.

గతవారంలో శ్రీ కృశ్చెవ్‌వద్దనుంచి తనకు రెండు లేఖలు వచ్చినవనీ, అవి అనేకవిషయాలలో సుదీర్ఘంగా ఉన్నవని రహస్యలేఖల ఉత్తరాల వివరాలను, వాటికి సమాధానాలను వెల్లడించటం తనకు భావ్యంకాదనీ శ్రీ నెహ్రూ చెప్పారు.

శ్రీ నెహ్రూ తమ ప్రకటనలో యింకా ఇలా అన్నారు -

"ప్రెసిడెంట్ ప్రసంగంపై చర్చ సందర్భంలో ఇటీవలనే ప్రభుత్వవిధానం ఈ సభలో వివరించటం జరిగింది

"విదేశ వ్యవహారాలలో నేడు ముఖ్యమైనవి కాంగో, ఆయుధవిసర్జన సమస్యలే వీటికి మొదటి స్థానమియ్యాలని మన అభిప్రాయం వీటిని పరిష్కరించకపోతే ప్రపంచం తప్పుదారికి మళ్లుతుంది

"సమితినిగురించి, దాని కార్యదర్శిని గురించి సోవియెట్ యూనియన్ ఒక దృక్పథం అవలంబిస్తున్నది ఆ సమస్యలోకి వెళ్లటం నా కిష్టంలేదు ఐక్యరాజ్యసమితి చేసినవి, చేయనివి, గత కొద్దిమాసాలలో మన అంగీకారానికి గురి అయినవి ఎన్నో ఉన్నవి

"కాంగోకు సంబంధించి భద్రతాసంఘం ఇటీవలనే యునైటెడ్ అరబ్‌రిపబ్లిక్, సింహళం, లైబీరియాల తీర్మానాన్ని ఆమోదించింది భద్రతా సంఘంలో మనకు సభ్యత్వం లేకపోయినప్పటికీ ఆ తీర్మానాన్ని మనం బలపరచాము ఆ తీర్మానాన్ని మనమే వ్రాసి ఉంటే అక్కడక్కడ కొన్ని మాటలు మార్చి ఉండేవారం అయినప్పటికీ మనం దానిని బలపరచాము కాంగోలోని నేటి దురదృష్టకరపరిస్థితి తొలగిపోవటానికి ఇది ఒకమార్గం చూపగలదని మనం భావిస్తున్నాము.

"దృష్టిని దీనినుంచి మరొకదానిమీదికి అది ఎంత ముఖ్యవిషయమైనప్పటికీ—మళ్లించితే కాంగోసమస్య అడుగునబడిపోతుందని మనం భావిస్తున్నాము. నిరాయుధీకరణ సమస్యకూడ అడుగునబడి యీకొత్తసమస్యమీదనే అంతర్జాతీయ దృష్టి, సమితిదృష్టి కేంద్రీకృతమవుతుంది ఈ సమితిసమస్యనుకూడ రెండుగా విభజించి వీలున్నది ఒకటి దానిలోనివ్యక్తులకు సంబంధించిన సమస్య, రెండవది సమితి నిర్వహణదారుకు సంబంధించిన సమస్య

"అందుచేత ఆ సమస్యను ఈ రూపంలో ఇప్పుడు లేవనెత్తటం ఇతరముఖ్యసమస్యలకు అడ్డు రాగలదని మనము భావిస్తున్నాము

"నిరాయుధీకరణకు రష్యాకంటె అధిక ప్రాధాన్యమిస్తున్న దేశం మరొకటి లేదు శ్రీ కృశ్చెవ్ దానికోసం చాలా విజ్ఞప్తిచేస్తున్నారు ఇతర సమస్యలమూలంగా నిరాయుధీకరణ అడుగునబడిపోతే అది చాల దురదృష్టకరం అవుతుంది. అలాగే కాంగోసమస్య కూడ"

ఆంధ్రప్రదేశ్‌లో ఐ. ఎ. ఎస్. మహిళా ఉద్యోగులు

ఒక్కరుమాత్రమే గలరని శాసనసభలో ముఖ్యమంత్రి వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 27 —

ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నేడు శాసనసభ ప్రశ్నోత్తర సమయంలో శ్రీ కె వెంకటరెడ్డి ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఐ ఎ ఎస్ మహిళా ఉద్యోగి ఒక్కరుమాత్రమే ఉన్నారని తెలియజేశారు

మహిళా ఐ ఎ ఎస్ ఉద్యోగి వివాహమాడేటట్లయితే, ఆమె తన విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆమె వివాహం ఆటంకం కాగలదని కేంద్రప్రభుత్వం భావించినట్లయితే—ఆమెను రాజీనామా ఇవ్వవలసిందిగా కోరవచ్చునని ఆయన తెలియజేశారు

ఇతర శాఖలలో పనిచేసే మహిళా ఉద్యోగులను వివాహానంతరం రాజీనామా ఇవ్వవలసిందని ప్రభుత్వం కోండంలేదుకదా, ఐ ఎ ఎస్ హోదాలోని స్త్రీలకు ఈపద్ధతిని ఎందుకు వర్తింపచేయాలని శ్రీ వెంకటరెడ్డి ప్రశ్నించారు ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం పునః పరిశీలించగలదని తాను ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు

ఆంధ్రప్రదేశ్‌లో వున్న ఒక్క ఐ. ఎ ఎస్ మహిళా ఉద్యోగి ఎవ్వరని శ్రీ ఎం నాగిరెడ్డి ప్రశ్నించారు

ఆమె నెల్లూరుజిల్లాలో అసిస్టెంట్ కలెక్టరుగా వుంటున్న కుమారి ఎం ఎస్ రమేష్‌అని ముఖ్యమంత్రి చెప్పారు

జూలైనాటికి అధికంగా నేలబొగ్గు రవాణా

రైల్వేబడ్జెట్‌పై చర్చకు సమాధాన మిస్తూ రాజ్యసభలో శ్రీ జగ్‌జీవన్‌రాం ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 27 —

రైల్వేలు ప్రస్తుతం రవాణా చేస్తున్నదానికంటె జూలై నాటికి ఇంక ఎక్కువ బొగ్గును రవాణా చేయగలవని, ఇందుకోసం ప్రభుత్వం కొన్ని చర్యలు గైకొంటున్నదని రైల్వే మంత్రి శ్రీ జగ్‌జీవన్‌రామ్ నేడు రాజ్యసభలో రైల్వేబడ్జెట్‌పై చర్చకు సమాధానమిస్తూ చెప్పారు.

రైల్వేలు రెండవ ప్రణాళికలో తమకు కేటాయించిన కార్యభారాన్నినిర్వర్తించి 510 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినవని ఆయన చెప్పారు ప్రస్తుతం దేశంలో కనబడుతున్న బొగ్గు కొరతకు అది కంట్రోలు వస్తువు కావడమే కారణమనికూడ మంత్రి అన్నారు

రైల్వేలకు వచ్చే బొగ్గు నాసిరకంగా ఉండటం చేత రైల్వేల సామర్థ్యం దెబ్బతింటున్నదని, కోల్ వాషరీల ఏర్పాటులో గల ఆలస్యం కూడ దీనికొక కారణమని శ్రీ జగ్‌జీవన్‌రామ్ చెప్పారు.

బొగ్గు రవాణాలో రైల్వేలు తమ గరిష్ఠ ప్రమాణాన్ని సాధించినవనీ, రవాణా శక్తి ఇంక త్వరగా పెరగటమన్న విషయం ప్లానింగ్ మీద అదనపు సాధన సంపదలమీద ఆధారపడి ఉంటుందని కూడ ఆయన చెప్పారు

బొగ్గు రవాణాకు సంబంధించిన సమస్యను వివిధ మంత్రిత్వ శాఖలు పరిశీలిస్తున్నవని నాలుగైదు మాసాలలో పరిస్థితి మెరుగు కాగలదని ఆశిస్తున్నానని రైల్వే మంత్రి చెప్పారు

వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా దక్షిణాది నుంచి కొత్త రైలుమార్గాల విషయమై వస్తున్న విజ్ఞప్తులను ప్రస్తావించి మొదటి రెండు ప్రణాళికలలో అవసరాలకు తగిన మార్గాలు ప్రారంభించని ప్రతి రాష్ట్రంలోను ఒకటి రెండు కొత్త మార్గాలు వేయాలన్న ఉద్దేశంకలదని ఆయన చెప్పారు ఇందుకోసం ప్లానింగ్ కమిషన్‌తో సహకారం సాధించేయత్నం జరుగుతున్నదని, అదనంగా ధనం ఇందుకు కేటాయించి బడుతుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు

రాష్ట్రప్రభుత్వాలు (లేక రాష్ట్రప్రభుత్వాల ద్వారా స్థానిక సంస్థలు గాని) తమ వంతుఖర్చును భరించటానికి సిద్ధపడిన చోటల్లా ఎన్ని ఓవర్ బ్రిడ్జీలు నిర్మించటానికైనా రైల్వేలు సిద్ధంగా ఉన్నవని మంత్రి హామీ ఇచ్చారు

ప్రయాణీకుల సౌకర్యాల విషయం చెపుతూ, అన్ని స్టేషన్‌లలోను మంచినీటి సౌకర్యాలకు కల్పించ వలసిందిగా ఉత్తర్వులు వెళ్లినవని ఆయన చెప్పారు

ఎండకు, వానకు రక్షణగా ప్రయాణీకులకు షెడ్లు నిర్మించేపని ఒక కార్యక్రమం ప్రకారం జరుగుతుందని కూడ ఆయన చెప్పారు.

శ్రీ నెహ్రూతో సమితి ఉపకార్యదర్శి సమావేశం

కాంగోలో హామర్‌షెల్డ్ తీసుకునే చర్యలు వివరించారట

(ఆంధ్రప్రభకు ప్రత్యేకం)

ఢిల్లీ, ఫిబ్రవరి 27 —

ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక రాజకీయ వ్యవహారాల ఉపకార్యదర్శి శ్రీ సి. వి. నరసింహన్ ప్రధానమంత్రి నెహ్రూను ఈ ఉదయం విదేశాంగ కార్యాలయంలో కలుసుకుని 45 నిమిషాల సేపు సంభాషణలు జరిపారు.

ఫ్యాక్టరీలలైసెన్సులపట్ల రాష్ట్రప్రభుత్వ విధానం

స్థానిక పారిశ్రామికులకు ప్రాధాన్యమివ్వడమే తమ అభిమతమని ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాదు, ఫిబ్రవరి 27 —

ప్రైవేట్‌రంగంలో రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీలను స్థానిక పారిశ్రామికులు నెలకొల్పడమే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నదని, ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య నేడు శాసనసభలో ప్రకటించారు.

విశాఖపట్నంలో రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఒక విదేశ కంపెనీకి ఇప్పటికిప్పుడే లైసెన్సు మంజూరు చేసినదటకాదా ? అని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య నిన్నటి శాసనసభ సమావేశంలో ప్రశ్నించారు. అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య శాసనసభలో లేరు.

ఆయన అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి, నేడు సమాధానం చెబుతూ ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంనుంచి తమకెట్టి సమాచారం అందలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి కేవలం సిఫారసు మాత్రమే చేయగలవు కాని, లైసెన్సులను మంజూరుచేసేహక్కు వాటికి లేదని వివరించారు

"లైసెన్సుల మంజూరు విషయంలో స్థానిక పారిశ్రామికుల సంగతిని మొట్టమొదట ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాంఛిస్తున్నది. అదే దానివిధానం ఆవిధంగానే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది అయితే లైసెన్సు యిచ్చే అధికారం కేంద్రానికే వుంది" అని శ్రీ సంజీవయ్య పేర్కొన్నారు.

కేంద్రం నుంచి తమకు సమాచారం అందిన వెంటనే, సభ్యులకు తెలియచేయగలమని ముఖ్యమంత్రి హామీ యిచ్చారు

పబ్లిక్‌రంగంలో ఖమ్మంమెట్టులో ఈ రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీని నెలకొల్పాలని మొట్టమొదట తాము అనుకొన్నామని, కాని పిమ్మట ఈ నిర్ణయం మారిపోయినదని, అది యిప్పుడు ప్రైవేటురంగంలో నెలకొల్పబడగలదని, అప్పుడు స్థానిక పారిశ్రామికులకే లైసెన్స్ యివ్వడంలో ప్రాధాన్య మీయబడగలదని ఆయన వాగ్దానం చేశారు

కొత్తమంత్రుల ప్రమాణ స్వీకారం

బెంగుళూరు, ఫిబ్రవరి 27 —

మైసూరు గవర్నరు జయచామరాజవడయర్ నేడు నలుగురు కొత్త మంత్రులచేత ప్రమాణ స్వీకారం చేయించారు వారి పేర్లు ఇవి శ్రీయుతులు హెచ్ ఎస్ రుద్రప్ప, బి వైకుంటబాలిగ, హెచ్ కె వీరన్నగౌడ, వీరేంద్రపాటిల్ గార్లు

ముఖ్యమంత్రి శ్రీ జట్టి, ప్రభుత్వప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్ జె రెబెల్లో గార్లు ప్రమాణ స్వీకార సమయంలో హాజరైనారు వారితోరాష్ట్ర మంత్రి వర్గ సభ్యులసంఖ్య 146 అయింది

ఖనిజ సంపద అభివృద్ధి కార్పొరేషన్

రు. 50 లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని ముఖ్య మంత్రి శ్రీ సంజీవయ్య ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 27 —

పది రోజులలోగా ఖనిజసంపద అభివృద్ధికార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య ప్రకటించారు.

శ్రీ ఎస్ వేమయ్య అడిగిన ఒక ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానమిస్తూ రాగి, ఇతర ఖనిజాలు లభించగలవనే అనేకప్రదేశాలసర్వే పూర్తిచేయాలని ప్రభుత్వం వాంఛిస్తున్న దన్నారు

గరికపాటెంలో, పరిసరాలలో దాదాపు పది చదరపుమైళ్ల విస్తీర్ణంలో రాగి ఖనిజం ఉన్నదని ప్రతీతనీ, ఉదయగిరి తాలూకాలో సేమూరు, నరసింహాపురం సమీపాన కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తున్నదనీ పేర్కొన్నారు 1959—60 లో ఈ ప్రాంతంలో ఇండియా భూగర్భ పరిశోధకశాఖ కూడా పరిశీలనలు జరిపిందనీ, ఈ ఖనిజ సంపదను త్రవ్వడం ప్రయోజనకారా, కాదా అన్న విషయం, దర్యాప్తు ఫలితాలు చేరిన తర్వాతనే నిర్ణయించుకోవలసి ఉంటుం దన్నారు

పి టి ఐ విలేఖరి ఇంకా ఇలా వ్రాస్తున్నారు ఈ కార్పొరేషన్ ప్రారంభంలో యాభై లక్షల రూపాయల మూలధనంతో ఏర్పాట చేస్తారనీ, డైరెక్టరుల బోర్డులో ప్రముఖ భూగర్భ శాస్త్రజ్ఞులను కొందరి చేరుస్తారనీ ముఖ్యమంత్రి చెప్పారు

రోడ్డురవాణా జాతీయకరణ

శాసనసభలో ఆర్థికమంత్రి వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 27 —

రోడ్డు రవాణా జాతీయకరణ కార్యక్రమానికి ఇంకా రోడ్డురవాణా కార్పొరేషన్ తుది రూపం నిర్ణయించ లేదని రవాణామంత్రికి బదులు ఆర్థిక మంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి ఇవాళ శాసన సభలో ప్రకటించారు అందుచేత చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో బస్సు మార్గాలను ఎప్పుడు ప్రభుత్వం తీసుకునేది చెప్పడానికి వీలులేదన్నారు శ్రీ యం మునిస్వామి వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్థికమంత్రి పైన ఉదహరించిన విషయం ప్రకటించారు

పార్వతీపుర నీటిసరఫరాపథకం

శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం పురపాలకసంఘం నీటిసరఫరా పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందనీ, దీనికి రు 12.70 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారనీ, పైపులకు తదితర వస్తువులకు ఇంతవరకు రు 6.71 లక్షలు ఖర్చు చేశారనీ, ఈ సంవత్సరం జూలై మాసాంతానికి పంపింగ్ సరఫరా చేస్తారని ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి శ్రీ సంజీవయ్య శాసన సభలో శ్రీ పి గున్నయ్య వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలియ జేశారు

మధురై, ఫిబ్రవరి 27 —

సుభాష్ చంద్రబోస్ కుమార్తె కుమారి అనితాబోస్ నేడు ఉదయం ఇక్కడ నుంచి తిరువనంతపురం వెళ్లారు

న్యూయార్కు ప్రత్తి

న్యూయార్కు, ఫిబ్రవరి 27 —

నేటి ఓపెనింగ్	33.03
నేటి క్లోజింగ్	32.99

కొత్తగూడెం ఎరువుల ఫ్యాక్టరీ: ప్రైవేటు సంస్థల ఆసక్తి

వ్యాపారస్థుల నిర్దిష్ట ప్రతిపాదనల కోసం కేంద్రం వేచి ఉన్నట్టు వార్త

యాజమాన్య పద్ధతిలో మార్పు ప్రవేశపెట్టగలదట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 —

ప్రైవేటు రంగంలోని రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీలకు లైసెన్సులను ఇచ్చేవిషయంలో, ఫ్యాక్టరీల యాజమాన్యం మానేజింగ్ ఏజెంట్లద్వారా కాకుండా, వాటాదారులు ఎన్నుకున్న డైరెక్టర్ల బోర్డు ద్వారా నిర్వహింపబడాలన్న సూత్రాన్ని భారతప్రభుత్వం ముఖ్యంగా పాటించినట్టు తెలుస్తున్నది.

ఇది ఇలా ఉండగా, కొత్తగూడెం ఎరువుల ఫ్యాక్టరీ విషయంలో అనేకమంది ప్రైవేటు వ్యాపారసంస్థల వారు శ్రద్ధాసక్తులు చూపినట్టు, వారి నిర్దిష్ట ప్రతిపాదనల కోసం ప్రభుత్వం వేచి వున్నట్టు కూడా తెలుస్తున్నది.

ఫ్యాక్టరీల యాజమాన్యాన్ని డైరెక్టర్ల బోర్డు నిర్వహించే షరతుపైనే, ఆంధ్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని ఎరువుల ఫ్యాక్టరీలకు భారత ప్రభుత్వం పారిశ్రామిక లైసెన్సులను ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నది

ఉత్తరప్రదేశ్‌లోని విహాండ్‌లో స్థాపించబడే, అల్యూమినియం ఫ్యాక్టరీవిషయంలో మాత్రం ప్రభుత్వం తన వివేకాన్ని ప్రదర్శించి మానేజింగ్ ఏజెన్సీకి అనుమతి నిచ్చింది

కొత్తకంపెనీల చట్టంప్రకారం 1960 ఆగస్టుతో మానేజింగ్ ఏజెన్సీలన్నీ రద్దుకావింపబడినట్టు ఈసందర్భంలో గుర్తు చేసుకోవలసి ఉంటుంది

గోవింద ద్వాదశి

5 లక్షలుపైగా యాత్రికులచే పూరీలో సముద్రస్నానం

పూరీ, ఫిబ్రవరి 27 —

నేడు గోవిందద్వాదశి సందర్భంలో 5 లక్షల మంది యాత్రికులు పూరీలో సముద్రస్నానం చేశారు నేటి మధ్యాహ్నవేళకు లక్షమందియాత్రికులకు పైగా జగన్నాథస్వామి దర్శనం చేసుకున్నారు ఇంకా లక్షలాదిజనం స్వామిదర్శనం కోసం వేచివున్నారు

నేడు సముద్రస్నానం చేసిన వారిలో ఒరిస్సా గవర్నర్ శ్రీ వై యస్ సుక్తాంకర్, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి శ్రీ హరేకృష్ణ మెహతాబ్ కూడా వున్నారు

50 వేల జనాభాగల యీ నగరానికి పర్వదిన సందర్భంగా గత వారంరోజులుగా యాత్రికులు ఇక్కడకు విచ్చేశారు కొందరు సిద్ధాంతులు యీ గోవిందద్వాదశి వేయిసంవత్సరాల కొక్కసారి వచ్చుననీ, మరికొందరు 233 సంవత్సరాలక్రితం గోవిందద్వాదశి పాటించబడిందనీ భావిస్తున్నారు

యాత్రికులలో అధిక సంఖ్యాకులు ఒరిస్సా నుంచి వచ్చినవారైనప్పటికీ ఆంధ్ర, మధ్యప్రదేశ్, బీహార్, బెంగాల్‌నుంచి వచ్చినవారుకూడా చాలామంది వున్నారు

ఆంధ్రా సుగర్స్ సిబ్బంది యూనియన్

హైదరాబాద్, ఫిబ్రవరి 27 —

ఆంధ్రా సుగర్స్ సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు శ్రీ యం భావనాచారి మొన్న వ్యవసాయ మంత్రి శ్రీ యస్ రామచంద్రారెడ్డిని సందర్శించారు వేతన నిర్ణాయక సంఘం చేసిన సిఫారసులను వెంటనే అమలు జరపవలసిందిగా ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

తాజా వార్తలు

కరాచీలో లూటీలు గృహ దహనాలు

"హిందూ" విలేఖరికి తీవ్రగాయాలు

కరాచీ, ఫిబ్రవరి 27 —

నేడు కరాచీలో జరిగిన కల్లోలాలలో దుండగీండ్రు గురునానక్ మందిరంపైన కూడా దాడి జరిపి ఆ మందిరంలోగల వాటినన్నిటినీ విధ్వంసం చేశారు.

నగరమంతటా దుండగీండ్రకు, పోలీసులకు జరిగిన సంఘటనలలో మొత్తం గాయపడిన నూరుమందిలో ఎగువరకు పోలీసువారున్నారు గురునానక్ మందిర ప్రాంగణంలో నివసిస్తున్న ఆరు కుటుంబాలపై కూడా దాడి జరిపారు

అక్కడ నివసిస్తున్న మద్రాసులోని "హిందూ పత్రిక" విలేఖరి శ్రీ గురుదాస్ వధ్వానీ ఇంటిపై దాడిజరిపి ఇంటిని పూర్తిగా లూటీచేసి, ఆయనను తీవ్రంగా గాయపరచారు

తలపైన, శరీరంలో వివిధ ప్రాంతాలలోను ఆయనకు తీవ్రమైన గాయాలు కలుగగా, ఆయనను సివిల్ ఆసుపత్రిలో చేర్చారు

ఆ ప్రాంగణంలో ఇళ్లన్నీ లూటీచేసిన తరువాత, ఆ కుటుంబాలకు చెందిన వస్తువులను పిల్లల పుస్తకాలతోసహా బయటకు తీసుకుని వచ్చి వాటికి నిప్పుపెట్టి తగులబెట్టారు

ఒక గృహంలోని స్త్రీలను, పిల్లలను ఒకగదిలో పెట్టి తాళం వేశారు

మండుతున్న గుడ్డపీలికలను కిటికీలద్వారా ఆ ఇళ్లలోకి విసిరివేసి, ఆ గృహస్థులు తమ గృహాలను ఖాళీచేసిన తరువాత దుండగులు పూర్తిగా లూటీ సాగించారు

నేటి అర్ధరాత్రితరువాత ఆప్రాంతంలో పోలీసు పికెట్ బందోబస్తు ఏర్పాటు చేయబడగా, ఆ ప్రాంతంలో నివసించేవారందరూ సమీపంలో పోలీసు స్టేషన్‌లో తలదాచుకొంటున్నారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 —

సైన్యాధిపతులు జనరల్ కె యస్ తిమ్మయ్య, లెఫ్టినెంట్ జనరల్ యస్ పి పి థోరట్ గారలు పదవీవిరమణ చేసిన అనంతరం వారిస్థానే సైన్యాధిపతులుగా లెఫ్టినెంట్ జనరల్ తాపర్, లెఫ్టినెంట్ జనరల్ యల్ పి సేన్ గార్లను నియమించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ మంత్రిత్వశాఖ నేడు ఒక పత్రికా ప్రకటనలోతెలియజేసింది

గోదావరి జలాలు

(1 వ పేజీ తరువాయి)

వరి జలాలను కన్యాకుమారి అగ్రంవరకూ పంపవచ్చును"

కృష్ణాజలాల పంపిణీ సమస్యను గురించి ప్రస్తావించి ఇలా అన్నారు

"ఆంధ్రప్రదేశ్‌లోకృష్ణానదీజలాలను పూర్తిగా వినియోగించుకుంటే రాష్ట్రానికి ఆహారధాన్యం కొరత అంటూ వుండనే వుండదు. కృష్ణానదీ జలాల పంపిణీ విధానంలో మైసూరు, మహారాష్ట్ర ప్రభుత్వ వాదాలు బలహీనంగా వున్నాయి ఎందుచేతనంటే, హెచ్చు విద్యుచ్ఛక్తిని వుత్పత్తి చేసుకోవటం కోసం కృష్ణా జలాలను మరింత ఎక్కువ కేటాయించాలని ఆరాష్ట్రాలు కోరుతున్నాయి

కాని, యీనాడు విద్యుచ్ఛక్తిని వుత్పత్తి చేయటానికి నీరే అవసరం లేదు.

అణుశక్తితో గాని, డీసెల్ ఆయిల్‌తోగాని విద్యుచ్ఛక్తిని వుత్పత్తి చేయవచ్చు

ఆధికాహారోత్పత్తికి మాత్రమే నీరు అవసరం 1951 ఒప్పందాన్ని గురించి వివరిస్తూ డాక్టర్ రావు ఇలా అన్నారు

"అదనపు నీరు వెయ్యి యూనిట్లని అంచనా వెయ్యబడింది యీ నీటిలో 150 యూనిట్లను మహారాష్ట్రానికి, 250 యూనిట్లు మైసూరుకి 650 యూనిట్లు మన రాష్ట్రానికి కేటాయించటం జరిగింది

వినియోగం కాకుండా అరేబియా మహాసముద్రంలో కలుస్తున్న నీటిని సద్వినియోగంచేసే పథకాలను శాస్త్రజ్ఞులు ఆలోచించే శుభదినం వస్తుందని నేను ఆశిస్తున్నాను కాని యీలోగా కృష్ణానదీ జలాల వినియోగం మాత్రం నిర్ణీతంగానే వున్నది.

మహారాష్ట్ర, మైసూరు రాష్ట్రాలలో వ్యవసాయోత్పత్తికి అనువైన ప్రాంతాలు అంత ఎక్కువగా లేవు కాని, ఒక్క నాగార్జున సాగర్ క్రిందనే కోటి ఎకరాలు సాగయ్యేభూమి వున్నది నీటిపారుదల సౌకర్యంగనుకుంటే యీ భూమిలో ఎంతోఆహారధాన్యాన్ని పండించేఅవకాశం వున్నది"

ఆహారోత్పత్తికి, నదీజలాలను వినియోగించుకునే విషయంలో ఎక్కువ ప్రాధాన్యత యివ్వాలనే సూత్రాన్ని అన్ని దేశాలు ఆమోదించాయి అంతేగాక, యీ నదీజలాలు వ్యవసాయదారులకు పువయుక్త మయ్యేరీతిగా వినియోగించాల్సిన ఆవశ్యకత వున్నది

నదీజలాల వినియోగ విషయంలో తమకు హెచ్చు అవకాశాలు కావాలనే దృష్టితోకాక, అందరికీ ఏకీభావం కుదిరిన ఒక సూత్రం అమలు జరుగవలసి వుంటుందనీ, ఇవి యథార్థ విషయాలనీ, సరిగా అవగాహన చేసుకుంటేనే సాధ్యపడుతుందని ఆయన అన్నారు

నదుల విషయంలో మనకు కల దృక్పథం మారవలసిన ఆవశ్యకత కలదనీ, నదీసంపదను దేశం పూర్తిగా పాశ్చాత్య దేశాల మాదిరిగా వినియోగించుకోవాలని ఆయన స్పష్టంచేశారు

విద్యుచ్ఛక్తి ఉత్పాదనలో నలభై సంవత్సరాల క్రిందట వెనుకబడిన రష్యా ఇప్పుడు ప్రపంచంలో ద్వితీయస్థానాన్ని పొందగల్గిందనీ, విద్యుచ్ఛక్తి పారిశ్రామిక వస్తువుల వుత్పాదనలో యీరాష్ట్రం పెక్కు రాష్ట్రాల, దేశాలకంటే వెనుకబడివుందని ఆయన తన విచారాన్ని వెలిబుచ్చారు

అంతేకాక, ప్రభుత్వం తనకు శక్తివున్నంతవరకు పాటు దుతున్నదనీ, కాని, యీ సమస్య ఇంకా అలాగే వున్నదనీ ఆయన అన్నారు.

స్థానిక న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ హనుమంతరావు సభా ప్రారంభ నికిముందు శ్రీ డాక్టర్ కె ఎల్ రావు ను సభ్యులకు పరిచయం చేశారు

సభానంతరం శ్రీ ఎ. రఘుపతిరావు వందన సమర్పణ చేశారు.

గరీబ్

దాగుడుమూతలు



మన సహకారసంఘానికి లభించగల ... విషయం ఏ స్థితిలో వుందో వెళ్లి తెలుసుకువద్దాము

ఇంత పెందలకడనే ఎందుకు ? ఈవేళకు ఎవరూ నిద్రనుంచి మేల్కొనరు

అయినా వెళ్దాంపందే

వాటాదారుకు ఏం చెప్పాలో మనం నిర్ణయించుకోక ముందు వారు మనల్ని కలవకూడదు!

సౌత్ ఈస్టరన్ రోడ్‌వేస్
పయనీర్ రోడ్ కారియర్స్
అస్సాం - బెంగాల్ - యు.పి.-పంజాబ్ - రాజస్థాన్ - మరియు బ్రాంచీలు.
శివకాశి - బెంగుళూరు - హైదరాబాద్ - విజయవాడ - బర్హంపూర్ - కటక్ - రౌర్‌కెలా.
హెడ్డాఫీసు :134/4, మహాత్మాగాంధీ రోడ్డు, కలకత్తా-7
కొత్త బుకింగు ఆఫీసు
3/156, బ్రాడ్వే, మద్రాసు-1 లో 27-2-61 తేదీ ప్రారంభింపబడిందని తెలుప సంతోషిస్తున్నారు.
ఫోన్. 55487





భారత, రష్యాల స్నేహ సహకారాలు

ముందు ముందు మరింత పెంపొందగలవని సోవియెట్ మంత్రిమండలి ఉపాధ్యక్షుని ఆశాభావం

రాయపూర్, ఫిబ్రవరి, 26.—

భారతదేశ పారిశ్రామికీకరణకు సోవియెట్ యూనియన్ ఎలాంటి షరతులు లేకుండా సహాయంచేస్తున్నదని రష్యా మంత్రిమండలి ప్రథమ ఉపాధ్యక్షుడు శ్రీ ఎ.ఎన్. కోసిగిన్ నిన్న ఇక్కడ చెప్పారు.

భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసికొనటం చూచి రష్యా నిజంగా ఎంతో సంతోషిస్తున్నదనీ, భారతదేశం సాధ్యమైనంత శీఘ్రంగా పారిశ్రామికవంతం కావాలన్న ఉద్దేశంతోనే తమదేశం సహాయం చేస్తున్నదని ఆయన అన్నారు.

భిలాయ్ ఉక్కు కర్మాగార నిర్మాణంలో వ్యక్తమైన ఇండియా రష్యాల సహకారానికి చిహ్నంగా వేడిక్కడ ఒక స్తంభానికి పునాది వేస్తూ పరిశ్రమలను, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసికొనటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను సోవియట్ యూనియన్ చక్కగా అర్థం చేసికొన్నదని, రష్యా ఇండియాలు పరస్పర స్నేహ విశ్వాసాలతో సమానత్వంతో తమ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని బలపరచుకొనటానికి తద్వారా రష్యా ఇండియాల మధ్య అధికతర సహకారానికి తమ దేశపు సప్తవర్ష ప్రణాళిక విజయంతో ఎక్కువ అవకాశాలు ఏర్పడినవని శ్రీ కోసిగిన్ చెప్పారు.

భిలాయ్‌లో పనిచేసిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. భిలాయ్ కర్మాగారంలో కార్మికులు అనుభవం సంపాదించేకొలదికి అక్కడ ఏటా 25 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయటం సాధ్యం కాగలదని కూడ రష్యా మంత్రి మండలి ఉపాధ్యక్షులు చెప్పారు

ఇండియా రష్యాలమధ్య స్నేహ సహకారాలు నానాటికి పెంపొందుతుండటం చాల సంతోషమనీ, రు. 60 కోట్ల సహాయానికి ఇటీవల జరిగిన ఒడంబడికతో భారతదేశంలో ఇంకా చాల కొత్త పరిశ్రమలు తలఎత్తగలవని ఆశిస్తున్నామని శ్రీ కోసిగిన్ అన్నారు.

శ్రీ కోసిగిన్ ఉక్కు కర్మాగారంలోని వివిధ భాగాలను సందర్శించారు భిలాయ్ సమీపంలో మరోడ వాటర్‌వర్క్సు వద్ద కొత్త ఉద్యానవనంలో ఆయన ఒక మొక్కను నాటారు.

విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ ఆర్ ఎస్ దత్, భిలాయ్ కర్మాగారం జనరల్ మేనేజరు శ్రీ నిర్మల చంద్ర శ్రీ వాత్సవ అనేకమంది కార్మికులు ఈ సందర్భంలో పాల్గొన్నారు.

శ్రీ శ్రీవాత్సవ శంకుస్థాపనోత్సవంలో ప్రసంగిస్తూ భిలాయ్ కర్మాగారం ఇండియా రష్యాల మధ్య పారిశ్రామిక సహకారానికి చాల దోహదం చేసినదని అన్నారు.

చాల స్వల్ప వ్యవధిలో, 3½ సంవత్సరాలలో భిలాయ్ కర్మాగారం పూర్తిచేసి ఉత్తమమైన సహకారాన్ని, స్నేహాన్ని ప్రదర్శించిన రెండుదేశాల ప్రజల సమిష్టి కృషికి చిహ్నంగా ఇలాంటి స్తంభం నిర్మించటం ఎంతైనా తగి ఉన్నదని ఆయన అన్నారు.

సోవియెట్ ఇంజనీర్లు కర్మాగార స్థాపనలో తోడ్పడటమేకాక, కర్మాగారాన్ని నడపటానికి భారతీయులకు పూర్తి సాంకేతిక శిక్షణకూడ ఇచ్చారని, ఇప్పుడు కర్మాగారంలోని చాల భాగాలను పూర్తిగా భారతీయులే నడుపుతున్నారని కూడ జనరల్ మేనేజర్ చెప్పారు.

సోవియట్ చీఫ్ ఇంజనీర్ శ్రీ గార్కిన్‌కూడ ఈ సందర్భంలో ప్రసంగించారు.

ఇండియాకు రష్యా సహాయం

చైనా-రష్యాలమధ్య భేదాభిప్రాయాలులేవని ఖండన

ఢిల్లీ, ఫిబ్రవరి 26—

భారతదేశంలోని రష్యా రాయబారి శ్రీ బెనెడిక్టోవ్ వేడిక్కడ విలేఖరులతో మాటాడుతూ భారతదేశానికి సోవియట్ యూనియన్ చేస్తున్న సహాయం గురించి రష్యా చైనాలకు భేదాభిప్రాయాలున్నవన్న వార్తలను గట్టిగా ఖండించారు

భారతదేశానికి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించే విషయంలో చైనా రష్యాల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నట్లు తమకు తెలియదని ఆయన చెప్పారు

ఇండియా రష్యాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం ఇంక పెంపొందగలదనీ, ఇలాంటి సహకారం విషయంలో సోషలిస్టు దేశాలమధ్య భేదాభిప్రాయాలకు తావులేదని ఆయన వక్కాణించారు కాశ్మీరు సరిహద్దుగురించి చైనా, పాకిస్తానులు చర్చించదలచినట్లు వెలువడిన వార్తలను ఆయన దృష్టికి తేగా కాశ్మీరువల్ల సోవియట్ యూనియన్ తన ప్రథమ వైఖరికి కట్టుబడి ఉంటుందని శ్రీ బెనెడిక్టోవ్ చెప్పారు. అంతకు మించి వ్యాఖ్యానించటానికి ఆయన నిరాకరించారు

భారతదేశంతో సరిహద్దు విషయంలో చైనా వైఖరిని గురించి విలేఖరులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయంలో తమ వైఖరిని ఏనాడో స్పష్టం చేశామని మాత్రమే చెప్పారు

సినీమా ఆపరేటర్ల పరీక్షా ఫలితాలు

HYDERABAD, Feb 25

Following is the provisional list of numbers of Candidates declared successful in the fifth session of Examinations conducted by the Government Board of Examiners for Cinema Operators, Andhra, at Sri Durga Kala Mandir, Vijayawada, in January, 1961

FIRST CLASS 76 90 91 150 151.
PASS 1 3 10 15 24 25 28 29 30 31 33 36 37 40 24 45 46 49 51 53 54 57 58 59 61 62 63 65 to 69 71 74 75 77 79 to 84 87 88 89 93 to 97 99 102 03 05 06 08 09 10 11 14 17 18 19 21 to 25 27 29 33 34 41 43 47 48 49 52 53 58 59 62 to 66 68 73 74 75 78 85 89 90 92 95.

మదురైలో అనితాబోస్

మీనాక్షిదేవాలయ సందర్శన

మధురై, ఫిబ్రవరి 26 —

శ్రీ సుభాష్ చంద్రబోసు కుమార్తె కుమారి అనితాబోస్ నేడు మద్రాసునుంచి ఇక్కడకు విమానంలో వచ్చారు ఆమె మీనాక్షి దేవాలయం, ప్రాచీనమైన తిరుమల నాయకుని భవనాలను సందర్శించారు

ఆమెకు మధురై కాంగ్రెసు అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ప్రతినిధులు, గ్రామీణ కాంగ్రెస్ ప్రతినిధులు, స్త్రీ ఉద్యమ కార్యకర్తలు స్వాగతం చెప్పారు.

విమానాశ్రయంలో మాట్లాడుతూ ఇండియాలో ఎప్పుడు తన నివాసం ఏర్పాటు చేసుకొనేది నిర్ణయం జరుగలేదన్నారు. మూడు వారాలలో ఆస్ట్రియా తిరిగి వెళ్తున్నానని భావి కార్యక్రమం నిర్ణయించుకునే ముందు అక్కడ నాలుగైదేండ్లు గడుపాల్సి వుందని కుమారి బోస్ అన్నారు

ఆమె బెంగాలీ గాని, హిందీ గాని ఇంకా నేర్చుకో లేదన్నారు ఆమె చక్కని ఇంగ్లీషులో భాషించారు

కడపజిల్లా గ్రామంలో ఒక ఇంటిపై దాడి

హైదరాబాదు, ఫిబ్రవరి26 —

కడపజిల్లా కృష్ణాపట్ల గ్రామంలో 27మంది బుధవారం శ్రీ ఎల్లమ్మఇంటిపై దాడిచేశారనీ ఒకరికి గాయాలు తగిలాయనీ తెలిసింది

27మంది యం వెంకటరెడ్డి దాబాపైకి ఎక్కి ఎల్లమ్మ ఇంటిపై రాళ్లు రువ్వారనీ, వారిలో ఇరువురు లైసెన్సుపొందని తుపాకులతో కాల్పులు జరిపారనీ, యస్. రామిరెడ్డికి మాత్రం ఒకరాయి తగిలిందని తెలిసింది

భువనగిరిలో హర్తాళ్

ఆక్ట్రాయ్ పన్నుపట్ల నిరసన

హైదరాబాదు, ఫిబ్రవరి 26 .—

భువనగిరి పట్టణంలోకి వచ్చే సరుకులపై "ఆక్ట్రాయ్" పన్ను విధించడానికి ప్రభుత్వం చేసిన నిర్ణయంపట్ల నిరసన తెలుపుతూ పట్టణ వర్తక సంఘం బుధవారం సంపూర్తిగా హర్తాళ్ చేసింది

ఈ సందర్భంలో వూరేగింపు జరిపి బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆక్ట్రాయ్ పన్ను తొలగించమని ప్రభుత్వాన్ని అర్థించారు.

ఇండియాలో మైనారిటీలకు రక్షణ లేనే లేదట

జబ్బల్పూర్ సంఘటనలపై వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్‌ఖాన్ ఆరోపణ

కరాచీ, ఫిబ్రవరి 27 —

వచ్చే కామన్వెల్తు దేశాల ప్రధానుల సమావేశంలో కాశ్మీర్ సమస్యను తాను ప్రస్తావించబోవడంలేదని, దానివల్ల ప్రయోజనం లవలేశంలేదని, ఇంతకీ కాశ్మీర్ సమస్య పాకిస్తాన్‌కు చెందిన సమస్య అని, కాగా దానిని "మనం" పరిష్కరించుకోవలసి వుంటుందని, పాకిస్తాన్ ప్రెసిడెంటు ఫీల్డ్ మార్షల్ అయూబ్‌ఖాన్, నిన్న ఇక్కడ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు.

కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాను ప్రయత్నిస్తున్నానని, కామన్వెల్తుదేశాల ప్రధానుల సమావేశంలో దానిని ప్రస్తావించడం, నిరర్థకమని, కామన్వెల్తు అనేది ఒక క్లబ్‌వంటిదని, కనుక అది ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదో చర్య తీసుకోగలదని ఆశించడం తెలివితక్కువ అని ఆయన అన్నారు.

కామన్వెల్తు, ఈ సమస్యను పరిష్కరించజాలకపోయినట్లయితే, దానినుంచి పాకిస్తాన్, వైదొలగాలనే సూచనను ఆయన త్రోసిపుచ్చారు

భారతదేశం, తనదేశంలోని మైనారిటీలను రక్షించలేకపోతున్నదని, ఆయన విమర్శిస్తూ తము పాకిస్తాన్‌లో, మైనారిటీలను మాత్రం తాము చక్కగా రక్షించగల్గుతున్నామని చెప్పుకొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటనలకు భారతదేశం సిగ్గుపడవలసి వున్నదనీ అక్కడ ముస్లిములను హత్య చేశారని ఆయన ఆరోపించారు

ఇండియాలో పశ్చిమజర్మనీ పెట్టుబడులు

శ్రీ విల్‌హెల్మ్ ఆశాభావం

కలకత్తా, ఫిబ్రవరి 26 :—

పశ్చిమ జర్మనీ మంత్రి డాక్టరు హన్సువిల్‌హెల్మ్ ఇక్కడ పత్రికల వారితో ప్రసంగిస్తూ భారత ప్రభుత్వం ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి పశ్చిమ జర్మనీలోని ప్రైవేటు సంస్థలకు తగిన వసతులను కల్పించగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పేపరు దిగుమతులు

కేంద్రమంత్రి శ్రీ కానుంగో వివరణ

మద్రాసు, ఫిబ్రవరి 26 —

కాగితం దిగుమతులు స్టేటు ట్రేడింగ్ కార్పొరేషన్‌ద్వారా తప్ప యింకొక సంస్థద్వారా జరగడానికి సాధ్యపడదని, నిన్న కేంద్ర వాణిజ్య మంత్రి శ్రీ నిత్యానంద కానుంగో, కాగితం వర్తకుల అసోసియేషన్ సమావేశంలో ప్రసంగిస్తూ తెలియచేశారు.

ఈ దిగుమతులు అప్పుల పద్ధతి మీద ఆధారపడి వున్నాయని, ఇతర సంస్థల ద్వారా యిది జరగడానికి అవకాశం లేదని, ప్రభుత్వేతర సంస్థలకు దిగుమతుల బాధ్యతను అప్పగించి నట్లయితే అవి సక్రమంగా నిర్వహించ గలవన్న హామీ లేక పోతున్నదని, వాటిలో నిజాయితీ లోపించి పోతున్నదని అయన అన్నారు.

తూర్పు పాకిస్తాన్ శరణార్థులకు పునరావాస కల్పన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26—

తూర్పు పాకిస్తాన్‌నుంచి వచ్చిన నాలుగున్నర లక్షలమంది నిర్వాసిత కుటుంబాల వారికి పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లుగా పార్లమెంటు సభ్యులకు అందజేయబడిన సమాచారంలో తెలియజేసింది.

నాటి చెరసాల నేటి కళాశాల

ఢిల్లీ, ఫిబ్రవరి 27 —

స్వతంత్రం రాకపూర్వం జైలుఉండే స్థలంలో ఇప్పుడు ఒక వైద్య కళాశాల స్థాపించబడింది

పాతఢిల్లీ, కొత్తఢిల్లీ జంక్షన్‌లోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం ఎదురుగా ఒక జైలు ఉండేది. అందులో స్వాతంత్ర్య సమరదినాలలో మహాత్మాగాంధీతోపాటు అనేకమంది స్వాతంత్ర్య యోధులు జైలుశిక్ష అనుభవించారు

ఆ జైలులోని కొంతభాగం పడగొట్టి, ఆ స్థలంలోనే మౌలానా ఆజాద్ పేరుతో ఒక వైద్య కళాశాల లేబరేటరీస్, వర్క్‌షాపులు నిర్మించారు స్వాతంత్ర్య సమర చిహ్నంగా జైలుగోడ ఒకభాగాన్ని ఉంచాలని నిర్ణయించారు

ఈ కొత్త భవనానికి ప్రధాని శ్రీ నెహ్రూ నిన్న ప్రారంభోత్సవం చేశారు.

మత్స్యపరిశ్రమ అభివృద్ధికై పథకం

కేంద్ర ప్రభుత్వ యోచన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25 —

మత్స్య పరిశ్రమలో అవసరమైన శిక్షణ యిచ్చేటందుకై, జపాన్ సహాయంతో కేంద్ర వ్యవసాయమంత్రిత్వశాఖ, ఒక పథకాన్ని రూపొందించ నున్నట్లు తెలియవస్తున్నది జపాన్ ప్రతినిధివర్గం ప్రస్తుతం ఈవిషయమై, మన ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నది

ఇటీవలనే, ఒక భారతీయ ప్రతినిధివర్గం జపాన్‌లో పర్యటించి అక్కడి మత్స్య పరిశ్రమ పెంచిపెద్దలను పరిశీలించి వచ్చింది జపాన్, ఇండియాల సంయుక్త కృషి ఫలితంగా ఒక మత్స్య కంపెనీ ఇక్కడ ఏర్పడుతుంది

ప్రథమ పంచవర్ష ప్రణాళిక తొలి సంవత్సరంలో భారతదేశంలో మత్స్యపరిశ్రమ 6000 టన్నుల మేరకు ఉన్నది అది, ఇప్పుడు 14 లక్షల టన్నులకు పెరిగింది. తృతీయ ప్రణాళిక ఆఖరు సంవత్సరానికి ఇది 18 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించారు.

ఉత్తమ దేశభక్తుడు గోవింద మాలవియా అస్తమయం

సంతాపసూచకంగా లోకసభ వాయిదా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27—

అకళంక దేశభక్తుడు, ఉత్తమ విద్యావేత్త, పార్లమెంటు సభ్యుడు, శ్రీ గోవింద మాలవియా నేటి ఉదయం ఇక్కడ హాస్పిటల్‌లో దివంగతులయారు. వారి మరణానికి సానుభూతి సూచకంగా లోకసభ మంగళవారంనాటికి నేడు వాయిదాపడింది.

పార్లమెంటు సభ్యుడు శ్రీ గోవింద మాలవియా నేటి ఉదయం ఇక్కడ వెల్లింగ్టన్ నర్సింగ్‌హోమ్‌లో అసువులు విడిచారు ఆయన ఒకవారం రోజులనుంచి లివర్ వ్యాధివల్ల బాధపడ్డారు.

శ్రీ గోవింద మాలవియాకు భార్య, ఒక కుమారుడు, ఏడుగురు కుమార్తెలు కలరు కేవలం ఆయన శాకాహారి తను జబ్బులో లివర్ ఎక్స్‌ట్రాక్ట్ తీసుకొనుటకు కూడా ఆయన సమ్మతించలేదు.

శ్రీ గోవింద మాలవియా వయస్సు 79 ఏండ్లు. తన తండ్రి మదనమోహన మాలవియా వలె ఆయన గొప్ప సంస్కృత పండితుడు. అలహాబాద్ కళాశాలలోను, కాశీ విశ్వవిద్యాలయంలోను ఆయన ఉన్నత విద్య అభ్యసించారు. 1920 నుంచి దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఎనిమిదిసార్లు కారాగార శిక్షను అనుభవించారు 1930 లో అఖిలభారత కాంగ్రెసు సంఘానికి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. 1932 లో అన్ని పార్టీల సమైక్యత మహాసభకు కార్యదర్శిగా వ్యవహరించారు. 1947 లో కాశీ విశ్వవిద్యాలయానికి ప్రొ-వైస్-ఛాన్సలర్‌గా, 1948 లో వైస్-ఛాన్సలర్‌గా వున్నారు. రాజ్యాంగ నిర్ణయ పరిషత్‌కు సభ్యులుగా, తాత్కాలిక పార్లమెంటు సభ్యులుగా ఆయన కావించిన సేవ నిరుపమానమైనది. 1957 సాధారణ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ సుల్తాన్‌పూర్ నియోజక వర్గంనుంచి పార్లమెంటుకు ఎన్నుకోబడ్డారు. ఆయన అద్భుతమైన మేధావి గొప్ప వక్త. ఆయన పాల్గొనని పార్లమెంటు చర్చలు యుండవనుటం అరుదు.

ఆగస్టు 14 వ తేదీ అర్ధరాత్రి రాజ్యాంగ నిర్ణయ సభలో భారతదేశ స్వాతంత్ర్యావతరణ సూచకంగా దిక్కులు పిక్కటిల్లేటట్లు శంఖారావం వినిపించింది. సభ్యులు సంభ్రమాశ్చర్యాలతో ఆ శంఖారావం వినిపిస్తున్నప్పు దిశవంక దృష్టులుపోనించిచూచారు. ఆ శంఖాన్నిపూరిస్తూ నిలబడిన సభ్యుడు శ్రీ గోవింద మాలవియా! నేడు శ్రీ గోవిందమాలవియా మరణం వల్ల సానుభూతి సూచకంగా లోకసభ వాయిదా పడింది. స్పీకర్ అనంతశయనం అయ్యంగార్, శ్రీ మాలవియా గుణగణాలను ప్రస్తుతిస్తూ ఆయన మహా ప్రతిభావంతుడైన వక్త అని, కాశీ విశ్వవిద్యాలయ వైస్—ఛాన్సలర్‌గా ఆయన కావించిన సేవ మరువరానిదని పేర్కొన్నారు.

సభ్యులు సంతాప సూచకంగా లేచి నిలబడి రెండు నిమిషాలసేపు మౌనం దాల్చారు. పిమ్మట సభ మంగళవారంనాటికి వాయిదా పడింది.

రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ, కేంద్ర మంత్రులు, స్పీకరు, డిప్యూటీ స్పీకరులు, శ్రీమతి విజయలక్ష్మీ పండిట్, పార్లమెంటు సభ్యులు, శ్రీ మాలవియా గృహానికి వెళ్లి తమ శ్రద్ధాంజలి సమర్పించారు.

కాశ్మీర్‌లో పాకిస్తానీల విధ్వంసక చర్యలు

జమ్మూ, ఫిబ్రవరి 26 .—

కాశ్మీర్ ప్రధాని బక్షీ గులాం - మహమ్మద్ నిన్న అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, రాష్ట్రంలో 1959 నుంచి 1960 డిసెంబరు లోపున, పాకిస్తాన్ వైనాల విధ్వంసకారులు కావించిన ఒకటి రెండు ఘాతుక చర్యల వల్ల 24 గురు ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు.

ప్రాగాటూల్సు కార్పొరేషన్

1959 లో దాదాపు రు 5 లక్షల నికరలాభం

హైదరాబాదు, ఫిబ్రవరి26 —

ప్రాగాటూల్సు కార్పొరేషన్‌కు 1959 జూన్ నెలతో అంతమయిన సంవత్సరంలో రు. 4,91,952 ల నికర లాభంవచ్చింది. దినిఫలితంగా శేషించిన రు 9,99,469ల నష్టం రు 5,07,517లకు తగ్గింది. ఈనష్టం కూడా ఒక విధంగా మాసిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం రు 17 75లక్షలు ప్రాగాటూల్సు కార్పొరేషన్‌కుఅప్పు ఇచ్చింది ఈ అప్పు వడ్డీ కిందరాష్ట్ర ప్రభుత్వానికిరు5,28769 87 సయామైనలు రావలసిఉంది ఈ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం తీసివేసింది డైరెక్టర్ల వార్షిక నివేదికలో ఈ విషయం పేర్కొన్నారు

రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ డి. సంజీవయ్య ఈ నివేదికను నిన్న రాష్ట్ర శాసన సభకు సమర్పించారు

రాష్ట్రంలో వేరుశనగ పంట

హైదరాబాదు, ఫిబ్రవరి 26 —

వేరు శెనగపంట రాష్ట్రంలో కొన్ని భాగాలలో తప్ప మిగతా ప్రాంతంలో బాగుండలేదని తెలిసింది క్రిందటిసంవత్సరం జులై ఆగస్టునెలలో వర్షాభావం వల్ల ఈ స్థితి ఏర్పడింది కొన్నిచోట్ల విత్తనాలే చల్లలేదు

నల్లగొండ, కడప, మహబూబ్‌నగర్ జిల్లాలలో అనావృష్టివల్ల చేలు బాగా దెబ్బతిన్నాయి. అందుచేత దిగుబడి చాలా స్వల్పంగా ఉంది

కడపజిల్లాలో చేలకు ఆకు తెగులు, నల్లగొండ జిల్లాలో గొంగళి పురుగు పట్టింది.

ఢిల్లీలో పువ్వులు, కూరగాయల ప్రదర్శన

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 26 —

ఢిల్లీ వ్యవసాయ — తోటల పెంపకం సంఘం నేడిక్కడ నిర్వహించిన పువ్వులు, కూరగాయల ప్రదర్శనకు అధికసంఖ్యలో ప్రజలు విచ్చేశారు. రాజధానిలో ఇట్టి ప్రదర్శనను నిర్వహించడం ఇది మూడవపర్యాయం ఇదే ఆఖరుసారి.

శ్రీనగర్, ఫిబ్రవరి 26.—

కాశ్మీర్‌లో పాకిస్తాను ఆక్రమించు కొన్న ప్రాంతాన్ని గుర్తించడంలో చైనా—పాకిస్తాన్‌ల జరుపుతున్న చర్చలను జమ్మూ—కాశ్మీర్ యువజన సమావేశంవారు నిరసించారు.





కాశ్మీర్ శాలువ

రు 6/- మాత్రమే చిన్న సైజు కాశ్మీరు శాలువ మీరుకోరిన రంగుల్లో రు. 6/— లకే పొందండి. ప్యాకింగు పోస్టేజి రు 1—50 అదనం. 2 శాలువలు రు. 12/— పోస్టేజి ఉచితం. 4 శాలువలు రు 20/— పోస్టేజి ఉచితం.

HIND SHAWL HOUSE,
Urdu Bazar, (A. P. D.) Delhi-6.

తేజ్ - ఓ - బల్

సరియైన బలహీనతకు శీఘ్ర దార్ఢ్యతకు శాస్త్రీయముగా తయారు చేయబడిన ఔషధము

"తేజ్-ఓ-బల్" సి. కె. యస్. రీసెర్చి లేబొరేటరీలో తయారైన ఔషధములలో కెల్ల శ్రేష్ఠమైనది. ఇది భయముగా క్షీణింపచేయు క్షీణతో పాటు ప్రెష్టిజ్, స్ట్రీకోనైన్, లోహములతో దేశీయ మూలికల సారమును మిశ్రమము చేసి ఆలోచించి వాడబడిన దివ్యౌషధము. ఇది టానిక్కులలో పరికొత్తది.

"తేజ్-ఓ-బల్" దినవ నాటికి అమోఘముగా గుణము నిచ్చును—

1 సాధారణ బలహీనత.

2. మానసికంగాను, శారీరకంగాను నీరసము.

3. ధాతుపుష్టి తగ్గుట. న్యూరేలేవి.

సి. కె. సేన్ అండ్ కో

ప్రయివేటు లిమిటెడ్

జబాకుసుం హౌస్, 34, చిత్తరంజన్ ఎవెన్యూ, కలకత్తా.

1, టక్కర్సలేన్, బ్రాడ్వే, మద్రాసు.

ఆంధ్రకు హోల్ డిస్ట్రిబ్యూటరు :

శ్రీపతి మెడికల్ కన్సరన్,

బోస్‌రోడ్, తెనాలి.

నిద్రలో మూత్ర విసర్జన
మూత్రాశయపు మంట

35 సం. పై బడిన స్త్రీ పురుషులు మూత్రాశయపు వ్యాధులతో విర్వీర్యులై బాధ్యర్యముతో ఉండురు. పిక్కపోటు, కీళ్ళనొప్పులు, బారలో కూడిన మూత్రవిసర్జన, రాత్రి లేక పగలు తరచుగా మూత్రము విడచుట, కళ్ళ నొప్పులు, విద్రలేకుండుట, బలహీనత మొదలగు లక్షణములకు మూత్రాశయపు వ్యాధులే కారణమగునవచ్చును. దరి. జ్వరము గూడా తరచుగా అపాదించవచ్చును. 30 సం. నుండి యీ మూత్రాశయపు వ్యాధులకు తెలకొంచి రోగుల సిస్టెక్స్ (CYSTEX)ను వాడుచున్నారు. తేదే సిస్టెక్స్ (CYSTEX)ను మీ కెమిస్టు వద్ద కొనండి. ఇది శీఘ్రముగా గుణమునిచ్చును. తప్పక తృప్తినివ్వగలదు. మూర్తిగా ఫ్యాషన్ తేలురవితో పైద్యుని వంప్రదించవలెను.

నాణ్యతకు

ప్రెషస్



ప్రెషస్ ఇండస్ట్రీస్

40 సినేగోడ్డు విజేహేళ్ల, బొంబాయి—57

బహుమానము పొందుటకు

లవ్-ఓ

త్రాగండి

బహుమానము పొందుటకు

విటోలా

త్రాగండి

బహుమానము పొందుటకు

గ్రీన్ టాప్

త్రాగండి

వనిల్లా
జింజర్ బీర్
అట్లాస్ మిక్స్చర్
త్రాగండి

అన్నీ

అట్లాస్ ఎసెన్స్

తయారులు

రేడియో

బుధవారం, మార్చి
శక 1882 ఫాల్గుణ 10

హైదరాబాద్-ఎ 405.4 మీ

ఉదయం 6—30 సుప్రభాత్, 6—40 భక్తిరంజని 7—00 తెలుగులో వార్తలు, 7—15 గోసేయిడు షేక్ హసన్ సాహెబ్ : నాదస్వరం, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు, 8—30 హిందూస్థానీ సంగీత శిక్షణ: రాగ్ శుద్ధ్ సారంగ్, 11—00 ఉన్నత పాఠశాలలకు, మధ్యాహ్నం 12—30 కార్మికుల కార్యక్రమము (విజయవాడనుండి రిలే), 1—00 మహిళా సమాజం, 1—30 కుమార్ పిస్సే : ఖయాల్ భటియార్, 1—50 తెలుగులో వార్తలు, 2—00 రవిశంకర్ : సితార్, 2—10 ఉర్దూలో వార్తలు, 2—20 ఉన్నత పాఠశాలకు (ఉర్దూ), 2—50 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 ఉర్దూలో కదంబ కార్యక్రమం, 7—00 తెలుగులో వార్తలు, 7—15 తెలుగూ కా హాస్య సాహిత్య ప్రసంగము హిందీ, 7—30రేడియో వార్తావాహిని, 7—40విరామ సంగీతం,7—55 విరామ సంగీతం, 8—00 పతితజనోద్ధారైవ నాటిక (మద్రాస్‌నుండి రిలే,) 8—30 షేక్ దావూద్ : తబ్లా, 8—45 కుమార్‌పిస్సే : ఖయాల్ బసంత్, 9—00 ఆంగ్లమునవార్తలు, 9—15 ఉర్దూలో వార్తలు, 9—50 సుగమ్ సంగీత్, సుధా మల్హోత్రా, లక్ష్మీబాయ్ రాథోర్, 10—00 కుమార్ పిస్సే : ఖయాల్ జైజైవంతి, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైదరాబాద్-బి 49.02 మీ

ఉదయం 6—30 హైదరాబాద్ ఎ వలె, 11—00 హైదరాబాద్ ఎ వలె, మధ్యాహ్నం 12—30 హైదరాబాద్ ఎ వలె, 2—10 శాస్త్రీయ సంగీత్, 2—20 గోసవీడు షేక్ హసన్ సాహెబ్ : నాదస్వరం, 2—50 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 హైదరాబాద్ ఎ వలె, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు,7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 హైదరాబాద్ ఎ వలె, 9—15 సంగీత నాటక గీతాలు, 9—30 హైదరాబాద్ ఎ వలె, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ 357.1 మీ

ఉదయం 6—30 శుభోదయం, 6—40 భక్తిరంజని(హైదరాబాద్‌నుండి రిలే), 7—00 తెలుగులో వార్తలు, 7—15 హైదరాబాద్ ఎ వలె, 7—45 సంగీత శిక్షణ, 8—00 ఆంగ్లమున వార్తలు, 8—15 హిందీలో వార్తలు: 11—00 ఉన్నత పాఠశాలలకు (హైదరాబాద్‌నుండిరిలే), మధ్యాహ్నం12—30 కార్మికుల కార్యక్రమము, 1—00 మహిళా సమాజం (హైదరాబాద్‌నుండి రిలే), 1—30 సి. అనంతలక్ష్మి, 1—50 తెలుగులో వార్తలు 2—00 వాతావరణ సూచన, సాయంత్రం 6—00 స్థానిక ప్రకటనలు, 6—05 ప్రాంతీయ వార్తలు, 6—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—00 తెలుగులో వార్తలు, 7—15 గ్రామస్థుల కార్యక్రమము, 7—30 వార్తావాహిని (హైదరాబాద్‌నుండి రిలే), 7—40 లలిత సంగీతం : వి. జయరాం, 8—00 నాటిక (మద్రాస్‌నుండి రిలే), 8—30 ఆకాశవాణి వాద్యబృందం, 8—45 సన్నిహిత సంగీత సంప్రదాయాలు, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—15 లలిత సంగీతం : వి. జయరాం,9—50 సి. అనంతలక్ష్మి, 10—30 వాతావరణసూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-ఎ 416.7 మీ

ఉదయం 6—55 మంగళగానం, 7—15 తమిళమున వార్తలు, 7—30 వాసా కృష్ణమూర్తి :వీణ, 8—00 మధురగీతం, మధ్యాహ్నం 1—30 గానమంజరి, 1—40 హిందీలో వార్తలు, 1—50 గీతమంజరి, 2—00 తమిళమున వార్తలు, 2—40 వాతావరణ సూచన, సాయంత్రం 5—30 పుదుక్కోట ఆర్. కృష్ణస్వామి : వీణ, 7—15 తమిళమున వార్తలు, 7—30 శేర్విఅరంగం, 7—45 తిరుచ్చివళి, 8—00 బి. ఐ. లక్ష్మణన్:8—30 ఉమా శ్రీనివాసన్, 9—00 శిర్కాళి కె. పదాశివపిళ్లై, 9—30 ఇక్షీకోలం ప్రత్యేక వాద్య సమ్మేళనం, భ్రమర విన్యాసం, ఈమని శంకర శాస్త్రి, 9—45 పి. ఎస్. గోవిందస్వామిపిళ్లై : నాదస్వరం, 10—30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

మద్రాస్-బి 211.3 మీ

ఉదయం 6—55 మద్రాస్ ఎ వలె, 7—00 తెలుగులో వార్తలు, 7—15 వాద్యగోష్ఠి, 7—30 మద్రాస్ ఎ వలె, 8—00 ఆంగ్లమున వార్తలు, మధ్యాహ్నం 12—30 మద్రాస్ ఎ వలె, 1—00 కదంబం, 1—30 ఆంగ్లములో వార్తలు, 1—40 గీతమంజరి, 1—50 తెలుగులో వార్తలు, 2—00 మధురగీతం, 2—10 మద్రాస్ ఎ వలె, సాయంత్రం —30 పాశ్చాత్య సంగీతము, 5—50 స్థానిక ప్రకటనలు, వాణిజ్య వార్తలు (ఆంగ్లము), 6—00 ఆంగ్లమున వార్తలు, 6—05 మద్రాస్ ఎ వలె, 6—20 కదంబం, 7—00 తెలుగులో వార్తలు 7—15 బృందగానం, 7—30 సంగీత మంజరి 7—45 విస్మృత కావ్యపరిచయం : విరంకుశోపాఖ్యానం ప్రసంగము, ఆర్. దొరస్వామి శర్మ, 8—00పతిత జనోద్ధారైవ నాటిక, రచన : పింగళి గణపతిశాస్త్రి, 8—30 మద్రాస్ ఎ వలె, 9—00 ఆంగ్లమున వార్తలు, 9—25 వాద్య సంగీతం, 945 పాశ్చాత్య సంగీతం, 10—30 ప్రసార సమాప్తి.

కృష్ణాజిల్లా రజక జన సేవాసంఘం

గుడివాడ, ఫిబ్రవరి 25:—

కృష్ణాజిల్లా రజకజనసేవాసంఘ విషయనిర్ణయసభ, సర్వసభ్యసమావేశం గుడివాడలో 5—3—61 ఆదివారం మధ్యాహ్నం శ్రీ పొట్టి శ్రీరాములు మునిసిపల్ హైస్కూలు ఆవరణలో శ్రీమల్లపల్లి అమ్మన్నగారి అధ్యక్షతను జరుగుతుందనీ, శ్రీ వేమవరపు వెంకటేశ్వరరావు సమావేశంలో జిల్లాలోని రజకజనసంఘ సభ్యులంతా పాల్గొన వలసిందిగా కోరుతూ ఆహ్వానసంఘం వారు ప్రకటన గావిస్తున్నారు.



పై నిధికిగాను ఇంతవరకు మాకు అందిన విరాళాలను, దాతల పేర్లను ఈ క్రింద ప్రకటిస్తున్నాము. చిత్తూరునుంచి వెలువడే ఆంధ్రప్రభలో కూడా అనుదినం విరాళాల వివరములు ప్రకటించ బడును. (ఈ నిధికి ఆదాయం పన్ను మినహాయింపు చేయబడింది.)

శ్రీ బీరం నారాయణమ్మ కుమారుడు బీరం జయరావ్, విజయవాడ	20—00
శ్రీ వై. ధర్మారెడ్డి, ద్వారపూడి	15—00
శ్రీ ఉప్పులూరి రామారావు, తోగుమ్మి	10—00
శ్రీ వెల్లంపల్లి రామయ్య ఖమ్మం	10—00
శ్రీ యస్. వి. పంతులు విజయవాడ	10—00
శ్రీ కటారి సీతారామాంజనేయులు, గుంటూరు	6—00
శ్రీ కలా హనుమంతరావు, గుంటూరు	5—00
శ్రీ బాలం రాఘవమ్మ అత్తిలి	5—00
శ్రీ వాగు సుబ్బారావు, కొత్తపల్లి	5—00
శ్రీ గార్లపాటి వీరవెంకటసూర్యనారాయణ, కొత్తపల్లి	5—00
శ్రీ వాభినేని విష్ణుమూర్తి, కొత్తపల్లి	5—00
శ్రీ ధానవాడ వెంకటలచ్చన్నపంతులు, విజయవాడ	5—00

రూ. 2—00 విరాళ మిచ్చినవారు : దొప్పలపూడి సుబ్బయ్య, రామోజా వీరాచార్యులు.

రూ. 1—00 విరాళ మిచ్చినవారు:ముండూరు హరి.

జలాది వెంకటరత్నం	3—01
పిన్నమరాజు ఆంజనేయులు	2—05
బిక్కవోలు పంచాయతీ సమితి జూనియర్ బేసిక్ స్కూలు నాలుగు అయిదు తరగతుల విద్యార్థులు	1—50
దాసిరెడ్డి వెంకటస్వామి	1—13
దొప్పలపూడి పెదఆదెయ్య తోగడ వసూలయిన	0—85
మొత్తం :	1,42,124—84
వెరశి :	1,42,239—38

సహకార రంగంలో జీతాల స్కేళ్లు

నిర్ణయించేందుకు సంఘాన్ని నియమించాలని సూచన

హైదరాబాద్, ఫిబ్రవరి 26:—

సహకార రంగంలో జీతాల విషయం ఆలోచించడానికి వేతన నిర్ణాయక సంఘం ఏర్పాటు చేయవలసిందిగా ఆంధ్రా ఐ. యన్. టి. యు. సి. అధ్యక్షుడు శ్రీ వి. జగన్నాథరావు నిన్న ప్రభుత్వాన్ని కోరారు. సహకార బ్యాంకులకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదనీ, సహకార రంగానికి అంతకూ ఈ సమస్య వర్తిస్తుందనీ, కాబట్టి ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి వేతన నిర్ణాయ సంఘాన్ని ఏర్పాటు చేయాలనీ శ్రీ జగన్నాథరావు నిన్న ఇక్కడ ప్రకటించారు.

సమాజంలో ఉపాధ్యాయునిస్థానం

చిలకలూరిపేట, ఫిబ్రవరి 24:—

గుంటూరు జిల్లా టీచర్సు గిల్డు యాజమాన్యాన చిలకలూరిపేట హయ్యర సెకెండరీ స్కూలులో నరసరావుపేట తాలూకా ఉపాధ్యాయులసభ జరిగింది, శ్రీ కె. రాజబాపయ్య అధ్యక్షత వహించారు.

శ్రీ జాస్తి వెంకటనర్సయ్య ప్రార్థన చేశారు. గిల్డు కార్యదర్శి శ్రీ వై. బాపయ్య ప్రసంగిస్తూ విద్యా ప్రమాణాలు తగ్గిపోవడానికి ప్రభుత్వమే గాని ఉపాధ్యాయులు కారణం కాదన్నారు. ప్రభుత్వం తాము నియమించిన కమిటీల నివేదికలను ఆచరణలో పెట్టక పోవడం ఆశ్చర్యకరమన్నారు. మద్రాసు విద్యాచట్టం 17వ నిబంధన ప్రకారం ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాడనే విధిని పాటించకుండా యజమానులు, ఉపాధ్యాయులు పనిభారాన్ని పెంచుచున్నారన్నారు. జిల్లాపరిషత్తుల విద్యాస్థాయి సంఘాలలో ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వుండాలనీ, ఉపాధ్యాయులకు స్థానమీయని ఏ ప్రణాళికక జయప్రదం కాదనీ సమాజంలో అర్హమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి తమ సంఘాన్ని బలపర్చుకోవాలనీ అన్నారు.

శ్రీయుతులు వి. రాఘవయ్య, డి. వి. సుబ్బారావు ప్రభృతులు ప్రసంగించారు.

పాలపర్రు హైస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.

ములుగు ప్రాంతంలో పెద్దపులి

(మన విలేఖరి)

మహబూబాబాద్, ఫిబ్రవరి26:—

ములుగు తాలూకాలోని చిన్న కొత్తపల్లి, సిరాపురం, వెంకటాపురం ప్రాంతాలలో మనుష్యులను చంపితినే ఒక పెద్దపులి తిరుగాడుతూ ప్రజలను భీతావహులను చేయుచున్నట్లు తెలుస్తున్నది. ఇందు మూలకంగా రోడ్డు నిర్మాణ కార్య క్రమాలకు కూలీలు పనులలోకి రావడానికి భయపడుచున్నకారణంగా ఆటంకం కల్గుతున్నది.

గృహ నిర్మాణానికి ప్రభుత్వ సహాయం

హైదరాబాద్, ఫిబ్రవరి 26:—

ప్రకటింపబడిన జాతులకు గృహనిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చేగ్రాంటు, మూడవ ప్రణాళిక మొదటి సంవత్సరంనుంచీ రు. 500లకు పెంచడానికి ప్రభుత్వం నిశ్చయించింది. రు. 500లు అప్పుగాను, రు. 300లు సబ్‌సిడీగాను ప్రభుత్వం ఇవ్వడానికి నిశ్చయించింది.

ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయ భవనం

హైదరాబాద్, ఫిబ్రవరి 26:—

ఉస్మానియా విశ్వ విద్యాలయ గ్రంథాలయ భవన నిర్మాణం ఈసంవత్సరాంతానికి పూర్తి అవుతుంది. పునాదులు, మొదటి అంతస్తు ఒక నెలలో పూర్తి అవుతాయి. దీనికి రు. 12. 99 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు.

అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం

కర్నూలు వైద్యకళాశాలలో నిధి ఏర్పాటు

కర్నూలు, ఫిబ్రవరి 23 :—

కర్నూలు వైద్యకళాశాల ఉత్సవంలో తమ నివేదికను సమర్పిస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రమేశ్‌సాయ్ యోగ్యత ఆధారంగా అర్హులైన విద్యార్థులకు (ఇతర సహాయం పొందే అవకాశం లేనివారికి)అప్పులు ఇవ్వడానికికాలేజీ రు. 14,000 తో ఒక నిధిని ప్రారంభించిందనీ, అర్హులైన బీద విద్యార్థుల విద్యకు సహాయపడడానికి వీలుగా ఈ నిధికి ఉదారులైన జిల్లావాసులు, రాయలసీమ వాసులు విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఏలూరు కళాశాల ఉత్సవం

ఏలూరు, ఫిబ్రవరి 25:—

స్థానిక సర్ సి. రామలింగారెడ్డికళాశాల దినోత్సవం కాలేజీఆడిటోరియంలో కళాశాల పాలకవర్గ సంఘాధ్యక్షులు శ్రీ వీరమాచనేని వెంకట నారాయణగారి అధ్యక్షత క్రింద జరిగింది.

ప్రార్థనానంతరం ప్రిన్సిపాల్ శ్రీ టి. ఆర్. సుబ్రహ్మణ్యం గారు వార్షిక నివేదికను చదివి వినిపించారు.

ఏలూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్, కళాశాల పాలకవర్గ సభ్యులు శ్రీ గుత్తా శ్రీ రామారావుగారు వేడిక్కర్ ఉపన్యాసమిచ్చారు. ఉపన్యాసంలో విద్యార్థులు, తమతలిదండ్రులు,గురువులు, దేశం భగవంతుని పట్ల చూపవలసిన శ్రద్ధా భక్తులను గురించి విపులంగా వివరిస్తూ మాట్లాడినారు. తదుపరి కళాశాల యూనియన్ వివిధ సంఘాల ప్రెసిడెంట్లు తమ తమ సంఘాల వార్షిక నివేదికలను చదివి సమర్పించారు.

పాటల పోటీలు, విచిత్ర వేష ప్రదర్శనాలు జరిగాయి.

సభకు అధ్యక్షతవహించిన శ్రీ వెంకట నారాయణ గారు, కళాశాల ఆటలపోటీలలోను, పరీక్షలలోను ప్రథమతరగతిలో వచ్చిన విద్యార్థులకు బహుమతులను పంచి పెట్టారు.

శ్రీ జి. సత్యనారాయణగారి వందన సమర్పణతో ఉత్సవం ముగింపుచేయ బడింది.

భీమవరంలో వీడ్కోలు విందు

భీమవరం, ఫిబ్రవరి 25:—

భీమవరం కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ భవనమునందు సర్కిల్ సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రారుగా పనిచేసి ట్రాన్సుఫరు అయిన శ్రీ కె. వెంకట్రామయ్య గారు వారి స్థానంలో నియమింపబడిన శ్రీ జె. ఆదినారాయణరావుగార్ల గౌరవార్థం తాలూకా సహకారుల సభ జరుపబడినది. భీమవరంలో కో ఆపరేటివ్ మార్కెటింగు సొసైటి అధ్యక్షులు శ్రీ వి. వి. సోమరాజుగారు అధ్యక్షత వహించిరి. శ్రీ డి. వెంకటరెడ్డిగారు శ్రీ కె కుసుమేశ్వరరావుగారు, శ్రీ పోడూరి జోగయ్యగారు సభలో మాట్లాడిరి. అనంతరం మార్కెటింగు సొసైటి వారిచే అల్పాహారవిందు జరుప బడినది.

సైవాగమ పరీక్ష ఫలితాలు

విజయవాడ, ఫిబ్రవరి 25:—

తాడేపల్లిగూడెంలో శ్రీకంఠ విద్యాపీఠ పక్షమున జరిగిన పరీక్షలో ఈ క్రింది నెంబర్లుగల విద్యార్థులు ఉత్తీర్ణులైనారని కార్యదర్శి శ్రీ పి. సుబ్బరాయశర్మ ప్రకటిస్తున్నారు.

ఆగమవిశారద:— 1వ శ్రేణి. 1, 3, 4,7, 8, 9. రెండవ శ్రేణి: 5, 6, 10, 12. మూడవ శ్రేణి:2,11. అర్చనాప్రవీణ, ఒకటవ శ్రేణి: 1,2, 6,19,29, 30, 63, 67, 86, 97, 102 111, 117, 135.

2వ శ్రేణి:—4, 10, 11, 16, 24, 28, 31, 32, 37, 40, 44, 46, 47, 51,52, 56నుండి 61, 64, 65, 66, 68, 71నుండి 80, 82, 84, 85, 89 నుండి 96, 98, 99, 103, 104, 107,నుండి110, 112, 116, 118నుండి 124, 126, 127,128, 130నుండి134, 136, 138, 140,141, 143,144.

3వ శ్రేణి:—3, 5, 7, 8,9, 12 నుండి 15 17, 18, 20నుండి 23, 25నుండి 27, 33 నుండి 36, 38, 39, 43, 45, 48నుండి 50, 53, 62, 69, 70, 81, 83, 87,88, 100, 101, 105 106, 113, 114, 115, 125, 129, 137, 139, 142.

హైకోర్టు జడ్జి క్రీ. శే. రామచంద్రరావు

శ్రీకాకుళం జిల్లాకోర్టు సంతాపం

(మన విలేఖరి)

శ్రీకాకుళం, ఫిబ్రవరి 26 :—

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ మామిడన్న సత్యరామచంద్రరావుగారి మరణం పట్ల సంతాప సూచకంగా జిల్లాకోర్టు, ఇతర సివిల్ కోర్టులు ఒక గంటసేపు పనిని నిలిపివేశాయి. జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటరు శ్రీ సి. నరసింహం మాట్లాడుతూ శ్రీ రామచంద్రరావుగారు వృత్తి, ఉద్యోగాలను ప్రతిభతో నిర్వహించారన్నారు. జిల్లా జడ్జి శ్రీ తారాచంద్ గుప్త ఆంధ్రులు ఒక ప్రతిభావంతుడైన న్యాయమూర్తిని కోల్పోయారని చెప్పారు. న్యాయవాదుల సంఘంవారు ప్రభుత్వ న్యాయవాది శ్రీ జి. వి. లక్ష్మణరావుగారి అధ్యక్షత క్రింద సమావేశమై సంతాప తీర్మానం చేశారు.

నాలుగు సహకార సంఘాల రద్దు

హైదరాబాద్, ఫిబ్రవరి 26:—

అనంతపురం జిల్లాలో కల్లూరు సహకార పాలసరఫరా సంఘం, నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట శ్రీ వెంకటరామమూర్తి నేత పనివారల అమ్మకం, కొనుగోలుసంఘం, కడప జిల్లాలో సుండుపల్లి సహకార స్టోర్సు,అనంతపూరు జిల్లాలో బుక్కపట్నం కార్మిక సహకార సంఘం, ఈ నాలుగు సంఘాల రిజిస్ట్రేషన్ సహకార సంఘాల జాయింటు రిజిస్ట్రారురద్దు చేశారు.

నిడుబ్రోలులో పిల్లల వ్యాధి

ఒకేరోజున ఇద్దరు మరణం

నిడుబ్రోలు, ఫిబ్రవరి 25:—

దారుణమైన పిల్లలవ్యాధివల్ల ఇరవై నాలుగ గంటలలో ఇద్దరు నేతాజీనగర్‌లో ఈ ఉదయం మరణించినట్లు తెలియజేయబడింది. "మెదడు వాపు" అనే ఈ పిల్లలవ్యాధి పరిసరగ్రామాలలో కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

డాక్టర్ సన్యాసిరాజుమరణం

(మనవిలేఖరి)

సామర్లకోట, ఫిబ్రవరి25:—

సంగీతనాటక అకాడమీ సభ్యులు 22 వ తేదీ రాత్రి హృద్రోగంవల్ల తమస్వగృహంలో మరణించారని తెలియజేయుటకు విచారిస్తున్నాం. వారి వయస్సు అరవై రెండు ఏళ్ళు.

భార్య, ఇద్దరు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు.

డాక్టర్ రాజుగారు పేరుపడ్డ నటకులు. చాణుక్య వేనరాజవంటి పాత్రలను బాగా నటించారు. నటరాజ, నటశేఖర బిరుదులు అందుకున్నారు.

పట్టణంలోని అన్ని దుకాణాలు, వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు, వారి గౌరవార్థం మూశారు. వందలాది ప్రజలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

సభ్యులురాని సమితి రిక్విజిషన్ సమావేశం

సామర్లకోట, ఫిబ్రవరి 25:—

సామర్లకోట పంచాయితీ సమితి అధ్యక్షుడు శ్రీ చెలికాని వెంగళరావు వీనాద విశ్వాసరాహిత్యాన్ని ప్రకటించడానికి. 18 న ఏర్పాటైన సమితి రిక్విజిషన్ సమావేశానికి సభ్యులెవరూ హాజరు కానందున, ఆ సమావేశం వాయిదా వేయవలసి వచ్చింది.

ఆ సమావేశానికి అధ్యక్షత వహించవలసిన తెలిన్యూ డివిజినల్ ఆఫీసర్ శ్రీ రామారావు దాదాపు అరగంటవరకూ వేచి ఉండి, తర్వాత సమావేశాన్ని వాయిదా వేశారు.

సమితి ఆఫీసు వెలుపల నిరీక్షిస్తున్న ప్రజలు, సభ్యులు హాజరుకాకపోవడాన్ని సమితి అధ్యక్షునిలో విశ్వాస ప్రకటనగా భావిస్తున్నారు.

షెడ్యూలు కులాల అసిస్టెంట్ కమిషనర్ భద్రాచలంకు రాక

భద్రాచలం, ఫిబ్రవరి 24:—

ఆంధ్రప్రదేశ్, మైసూరురాష్ట్రాల షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతుల అసిస్టెంటు కమీషనరు, శ్రీ దూబే భద్రాచలం వచ్చారు.

శ్రీ దూబే తునికి చెర్వుకాలనీ, స్థానిక గిరిజన హాస్టలు, స్త్రీఅభ్యుదయ శాఖమొదలగునవి సందర్శించారు.

పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ హెడ్‌క్వార్టర్సు విశాఖపట్నంనుండి, హైదరాబాదు మార్చినామని, గిరిజనాభివృద్ధికై కావలసిన పథకాలు చూచుటకై వారు యీ రెండు రాష్ట్రాలు పర్యటిస్తున్నామని అన్నారు.

మంగళాద్రి శ్రీ పానకాలస్వామి ఉత్సవాలు

మంగళగిరి, ఫిబ్రవరి 25:—

మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి (దిగువ సన్నిధి) వారి కల్యాణోత్సవాలు జరుపబడుచున్నవి. 2—3—61 వరకు జరుగును. 28 పొన్నవాహనోత్సవం. మార్చి 1 వ కల్యాణోత్సవం. బంగారు గరుడోత్సవం. 2 వ తేదీ రథోత్సవం. 5—3—61 నుంచి 16—3—61 వరకు అస్థాన, అవతార ఉత్సవాలు. 13 వ తేదీ వసంతోత్సవం జరుగును.

ఖమ్మం, నెల్లూరు పురపాలక సంఘాలు

అప్పు పెట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన

హైదరాబాద్, ఫిబ్రవరి 27:—

ఖమ్మం మునిసిపల్ రోడ్లపై దుమ్ము లేకుండా చేసే కార్యక్రమానికి రు 1. 50 లక్షలు అప్పు పెట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం పురపాలక సంఘం అర్థించింది.

ఇదే కార్యక్రమానికి రు 10 వేలు అప్పు పెట్టమని రాష్ట్రప్రభుత్వాన్ని ఏలూరు పురపాలక సంఘం కోరింది.

నెల్లూరు నీటిసరఫరా పథకం రెండవ దశలో అమలు పరచడానికి రు 60 వేలు అప్పు ఇవ్వవలసిందిగా పురపాలక సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

సమగ్ర నీటి పథకాభివృద్ధికి రు 2 లక్షల మేరకు అప్పుపెట్టమని నెల్లూరు పురపాలక సంఘ రాష్ట్రప్రభుత్వాన్ని అర్థించింది.

పల్లపట్ల సమితిఅధ్యక్షునిపై అవిశ్వాసప్రకటనప్రయత్నం

సమావేశం నిలుపువేస్తూ హైకోర్టు ఉత్తర్వు

(మన విలేఖరి)

తెనాలి ఫిబ్రవరి 26 :—

పల్లపట్ల పంచాయతీ సమితి అధ్యక్షునిపై అవిశ్వాస ప్రకటనకు ఉద్దేశించిన తీర్మాన పరిశీలన ఫిబ్రవరి 27 న జరుగవలసి ఉన్నది. కాని, ప్రెసిడెంటు శ్రీ సంకా కోటయ్య ఈ సందర్భంగా 22 న హైకోర్టులో ఒక రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 27 న సమావేశం జరపరాదని "స్టే" ఉత్తర్వును హైకోర్టువారు మంజూరు చేశారు.

పిటీషనర్ తరఫున శ్రీ వై. రామిరెడ్డి వాదించారు.

తాళ్ళూరు, ఫిబ్రవరి19 :—

శ్రీ పల్లపోతు వెంకటసుబ్బయ్యగారికుమార్తె చిరంజీవి వెంకటస్వామికి శ్రీ చందోలు వెంకట సుబ్బయ్యగారి కుమార్తె చి. సౌ. మహాలక్ష్మమ్మకూ నెటిరాత్రి అతివైభవంగా వివాహంజరిగింది.

కాల్గేట్ టూత్ బ్రష్

మీ దంతములను ఎక్కువ శుభ్రపరుచునట్లుగా శక్తివంతముగా తయారైనది !

4 సైజులు: ★ పెద్దలకు ★ చిన్నవారికి ★ పిల్లలకు ★ పసిపిల్లలకు

★ గట్టిని ★ ఓమాదిరివి ★ మెత్తనివి

అంతేగాక డీలక్స్ ఆరోగ్యదాయకమైన ప్లాస్టిక్ పెట్టెలోగూడా లభించును !



మీ చీరలు వెలవెలబోతున్నాయా
రంగు మారి !

టినోపాల్‌తో ఉతకడమే
హాటికి యిస్తుంది దారి !

టినోపాల్

కొంచెము టినోపాల్ తెల్లని దుస్తులను అన్నిటికన్న తెల్లగా చేయును.

TEL SISTA'S-SG-131

మీ బట్టలకు హెచ్చు ధరలను చెల్లించవద్దు

మీరు సొమ్ము చెల్లించేముందు ముద్రించిన ధరలు చూడండి.

కొన్ని రకాలకు స్టాంపు వేసిన చిల్లర ధరలు

మిల్లు పేరు.	గుడ్డ వివరణ	రకం.	ట్రేడ్ నం.	కొలతలు అం. గ.	చిల్లర ధర రు. న. పై.
1. ఇండియా యునైటెడ్ మిల్సు లిమిటెడ్, బొంబాయి.	బ్లీచ్డ్ డ్రిల్లు	కోర్సు	జె1679 (1804)	28/29"	1—50 గజం.
2. టారున్ కమర్షియల్ మిల్సు అహమ్మదాబాద్.	గ్రే షీటింగు	,,	13504	35	0—83 ,,
3. బాంబే డైయింగు అండ్ మాన్యు ఫాక్చరింగు లిమిటెడ్ బొంబాయి.	బ్లీచ్డ్ డ్రిల్	,,	ఎ5779	26/27"	1—01 ,,
4. మూయిర్ మిల్స్ కంపెనీ లిమిటెడ్, కాన్పూరు.	డెడ్ సుటి	,,	ఎం. 227	27	0—70 ,,
5. జామ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్, బొంబాయి.	గ్రే కాల్డ్, దోభి కోటింగు	మీడియం బి	అడ్మిరల్	26	1—09 ,,
6. సిల్వర్ కాటన్‌మిల్సు లిమిటెడ్ అహమ్మదాబాద్.	ధోతి	,,	46	42"×8	6—63 జత
7. నూటాన్ మిల్సు లిమిటెడ్ అహమ్మదాబాద్	నూసీసీ.డబ్ల్యు.వార్పు	,,	43801	29	0—98 గ.
8. రాజనగర్ స్పిన్నింగు వీవింగు అండ్ మాన్యుఫాక్చరింగ్‌కంపెనీలిమిటెడ్.అహమ్మదాబాద్	బ్లీచ్డ్ లాంగుక్లాత్	,,	3544	35	0—79 ,,
9. అహమ్మదాబాద్ న్యూకాటన్ మిల్సు బొంబాయి.	డైయిడ్ పాప్లిన్	,,	2216×20	29	0—97 ,,
10. సారంగపూర్ కాటన్ మాన్యుఫాక్చరింగు కంపెనీ లిమిటెడ్, అహమ్మదాబాద్.	డైయిడ్ మర్సిరైజ్డు సాంపారైజుడు పాప్లిన్	మీడియం ఏ.	వసంత్	29	1—51 ,,
11. బాంబే డైయింగు అండ్ మాన్యుఫాక్చరింగు కంపెనీ లిమిటెడ్. బొంబాయి.	ప్రింటెడ్ షర్టింగు	,,	53773(2/సి)	35	1—08 ,,
12. క్రౌన్ స్పిన్నింగు అండ్ మాన్యుఫాక్చరింగు కంపెనీ లిమిటెడ్, బొంబాయి.	గ్రే జకార్డు చీర	,,	సులోచన	44"×10	11—03 జత
13. భరతాఖియా మిల్సు కంపెనీ లిమిటెడ్, అహమ్మదాబాద్.	బిఎల్‌డి, నాక్సిధోతి	,,	38343	43"×10	8—57 జత
14. న్యూ నేషనల్ మిల్సు లిమిటెడ్, అహమ్మదాబాద్.	బిఎల్‌డి సి.డబ్ల్యు.పి. నూసీ	,,	2921	29	1—14 గ.
15. గయక్‌వార్ మిల్సు లిమిటెడ్, బిల్లిమోరా.	బ్లీచ్డ్ మెర్సిరైజ్డు సాన్‌పారైజుడు పాప్లిన్	ఫైన్	కింగ్సువే	30	1—92 ,,
16. హిమాభాయ్ మాన్యుఫాక్చరింగు కంపెనీ లిమిటెడ్, అహమ్మదాబాద్.	అర్ధజకార్డు చీర	,,	201/10	44"×10	12—80 జత
17. స్వదేశి మిల్సు కంపెనీ లిమిటెడ్, బొంబాయి.	పటిన్	,,	పి. 423 ఎం.	35	2—95 గ.
18. అరుణమిల్సు: అహమ్మదాబాద్.	నాక్సిధోతి మెర్సిరైజ్డు	సూపర్ ఫైన్	4053	51"×9	15—87 జత
19. అహమ్మదాబాద్ జూపిటర్ స్పిన్నింగు వీవింగు అండ్ మాన్యుఫాక్చరింగు కంపెనీ లిమిటెడ్, అహమ్మదాబాద్.	బ్లీచ్డ్ వాయిల్	,,	36107	36	2—71 గ.
20. ఢిల్లీ క్లాత్ అండ్ జనరల్ మిల్సు కంపెనీ లిమిటెడ్, ఢిల్లీ.	లాన్‌క్లాత్ బ్లీచ్డ్, మెర్సిరైజ్డు	,,	09/7505	34/35"	1—57 ,,

షరా:— స్టాంపువేసిన ఎక్సైజు డ్యూటీ, అమలులో వున్నచోట అక్ట్రాయి, చిల్లరధరకు అదనంగా కలపబడును.

నోటు.— స్టాంపువేసిన ధరలకు బట్ట దొరకనియెడలగాని, స్టాంపువేసిన ధరకంటె హెచ్చుగా అడిగినయెడలగాని, అట్టి సందర్భములలో టెక్స్టైల్ కమిషనర్ (ఎకనామిక్సు బ్రాంచి, కంపెయింట్ సెల్), మూడవఅంతస్తు, మోహిబాగు హౌస్, విక్టెట్ రోడ్డు, బలార్డ్ ఎస్టేటు, బొంబాయి—1 కి రిపోర్టు చేయవలెను.

మీరు బట్టలుకొనేటప్పుడు ఉపయోగంగా ఈ ప్రకటన కత్తిరించి దగ్గరవుంచుకొనండి. ఇతర ధరల ప్రకటన తరువాత చేయబడును.

ప్రకటించినది:
టెక్స్‌టయిల్ కమీషనరు, ఇండియా గవర్నమెంటు, బొంబాయి.

DA-60/127

ఏగ్గు విళ్లలు

[illegible]

కాస్మోపాలిస్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ,

బొంబాయి—18.

ఖాస్ జనతా

కిరోసిన్ కుక్కర్

వంట బాగా

తేలికగా చేసుకోండి

ది ఓరియంటల్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్

77, బౌ బజార్ స్ట్రీట్, కలకత్తా-12.

KALPANA—TE.

కెన్నెడీ సూచనకు నరోదోం తిరస్కృతి

: x :

లావోస్‌లో విదేశీయుల జోక్యాన్ని తటస్థ ప్రతినిధి సంఘం విచారించడం నిష్ప్రయోజనకరమని ప్రకటన

నామ్‌పెన్, ఫిబ్రవరి 27:— లావోస్‌లో విదేశీయుల జోక్యాన్ని ముగ్గురు తటస్థదేశ ప్రతినిధులు విచారించాలంటూ లావోస్ రాజు సవంగ్‌వత్తన చేసిన ప్రతిపాదన ప్రకారం, ఆ ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించవలసిందంటూ అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ చేసిన సూచనను కంబోడియా ప్రధాని నరోదోమ్ సిహనౌక్ రాకుమారుడు నిన్నను తిరస్కరించారు.

లావోస్‌పైన నిజంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వారి తోడ్పాటు, పరిగణన తటస్థ దేశాల విచారణ సంఘానికి లభించజాలదనీ, అందువల్ల ఆ సంఘం లావోస్‌లో విదేశీయుల జోక్యాన్ని అరికట్ట జాలదనీ కెన్నెడీకి ఒక వ్యక్తిగత లేఖలో సిహనౌక్ తెలియజేశారు.

లావోస్‌కు రెండు ప్రభుత్వాలున్నవనీ, ఒకటి అమెరికా పరిగణన పొందినటువంటిదీ, రెండవది కమ్యూనిస్టు కూటం పరిగణన పొందినటువంటిదీ అని సిహనౌక్ అన్నారు. రాజా కోరికపైన లావోస్‌కు తటస్థ ప్రతినిధుల సంఘాన్ని పంపడమంటే, పశ్చిమ దేశాలకు అనుకూలంగా వుండే బౌనౌమ్ ప్రభుత్వాన్ని గుర్తించడమూ, కమ్యూనిస్టులకు అనుకూలంగా వుండే సౌవన్న ఫౌమా ప్రభుత్వం నిషిద్ధమైనదిగా పరిగణించడమూ నన్నమాట అనికూడా సిహనౌక్ రాకుమారుడు తెలియజేశారు.

అస్సాం నిర్వాసితులకు పునరావాస సౌకర్యాలు

అస్సాం మంత్రితో కేంద్ర మంత్రి చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27:— అస్సాంలో ఇటీవల సంభవించిన కల్లోలాలకు గురి అయినవారి పునరావాస సౌకర్యాలను గురించి పశ్చిమ బెంగాల్‌నుంచి అస్సాం కాందిశీకులను త్వరితగతిన రప్పించడం గురించి శనివారం నాడు కేంద్రపునరావాసశాఖ మంత్రి శ్రీ మెహర్ చంద్ ఖన్నా, అస్సాం ఆర్థిక మంత్రి శ్రీ ఫకీరుద్దీన్ అహ్మద్‌లు చర్చించినట్లు తెలుస్తున్నది.

కలకత్తాకు భూటాన్ మహారాజా ఆగమనం

కలకత్తా, ఫిబ్రవరి 27:— భూటాన్‌మహారాజా, నిన్న యిచ్చటకువూనా నుంచి ప్రెసిడెంటు 'రాజహంస' విమానంలో, చేరుకొన్న అనంతరం విమానాశ్రయంలో పత్రికా విలేఖరులతో ప్రసంగిస్తూ "ప్రధాని నెహ్రూ"తో తన సంభాషణలు చాల సంతృప్తికరంగా జరిగినవని ప్రత్యేకించి చైనా భూటాన్ సరిహద్దుల గురించి మరింత శ్రద్ధగా చర్చించామని తెలియ చేశారు.

విమానాశ్రయంవద్ద మహారాజాకు, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యదరి శ్రీ బక్షి స్వాగత మిచ్చారు. మహారాజా కలకత్తాలో ఒక వారం రోజు లుంటారు.

గ్వాలియర్, ఫిబ్రవరి 25:— సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాన్‌సేన్ సంస్మరణ దినోత్సవాలు నిన్న యిక్కడ ప్రారంభమయాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కట్జూ, వాటిని ప్రారంభించారు. ఉత్సవాలకు పెక్కుమంది సంగీత విద్వాంసులు హాజరయారు. ఈ ఉత్సవాలు ఆయన సమాధి మహమ్మద్ ఘౌస్‌వద్ద 3 రోజులు జరుగుతాయి.

కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గం

నెహ్రూ అనంతరమే సాధ్యమని శ్రీ అశోక్ మెహతా అభిప్రాయం

కాన్పూరు, ఫిబ్రవరి 26:— తృతీయ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయిన తర్వాత, నెహ్రూ నాయకత్వం అనంతరం మాత్రమే దేశంలో కాంగ్రెసు ప్రభుత్వానికి నిజమైన ప్రత్యామ్నాయ పక్షం తల ఎత్తగలదని ప్రజా సోషలిస్టుపార్టీ అధ్యక్షుడు శ్రీ అశోక మెహతా నే డిక్కడ చెప్పారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 15 సంవత్సరాల వరకు ప్రత్యామ్నాయ అవకాశంలేని ఒకే ప్రభుత్వం ఉండటం చరిత్రలో సహజమని, ఆ తర్వాత మాత్రమే దేశంలోని శక్తులు పునర్వర్గీకృతమవుతాయని ఆయన పత్రికా విలేఖరుల సమావేశంలో అన్నారు.

భారతదేశంలో ప్రజాస్వామ్యం చక్కగ పని చేసినదనీ, అయితే రానున్న 5 సంవత్సరాలు గడ్డుకాలమని కూడ శ్రీ మెహతా చెప్పారు.

పి. ఎస్. పి. సోషలిస్టుపార్టీల కీకరణను గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ డాక్టర్ లోహియాతో కలిసికొనటం తనకు అభిమతమే అని, అయితే ఆయన ఆత్మగౌరవాన్ని కుంచించే విధంగా ఇందుకోసం ప్రయత్నించటం తన కిష్టంలేదని శ్రీ మెహతా చెప్పారు. పి. ఎస్. పి. తో కలిసిపోవాలన్న వాంఛ సోషలిస్టులకు లేదని ఇటీవల యు. పి. శాసనసభలో సోషలిస్టు నాయకుడు శ్రీ బ్రజ్‌నారాయణసింగ్ వైఖరి స్పష్టం చేసినదని కూడ శ్రీ అశోక్ మెహతా అన్నారు.

బొంబాయికి లార్డ్ అట్లీ రాక

బొంబాయి, ఫిబ్రవరి 27:— బ్రిటిష్ మాజీ ప్రధాని ఎర్ల్ అట్లీ నిన్నరాత్రి ఢిల్లీనుంచి ఇక్కడకు వచ్చారు. శ్రీ అట్లీ, మౌలానా ఆజాద్ స్మారకోపన్యాసాలు ఇవ్వడానికి వారం రోజులక్రిందట ఢిల్లీ వచ్చారు.

ఇక్కడ శ్రీ అట్లీ ఒక్కరోజు వుంటారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వినోద యాత్రా ప్రదర్శన చూస్తారు.

పూరీలో గోవింద ద్వాదశి

పూరీ, ఫిబ్రవరి 27:— నేడు గోవిందద్వాదశి సందర్భంగా సముద్ర స్నానం చేసి జగన్నాథుని సందర్శించడానికి నిన్నటికి 3 లక్షలమంది యాత్రీకులు ఇక్కడకు వచ్చారు.

ఇంగుర్తి పంచాయతీ అధ్యక్ష ఎన్నిక

మహబూబాబాద్, ఫిబ్రవరి 26:— ఇంగుర్తి పంచాయతీ కమిటీ అధ్యక్షుడుగా శ్రీ కె. మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడుగా శ్రీ జి యాకూబ్‌రెడ్డి ఫిబ్రవరి 21న ఎన్నుకోబడ్డారు.

ఆంగ్లో ఇండియన్‌ల విద్యాసౌకర్యాలు

ఫ్రాంక్ ఆంథోనీ విమర్శ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27:— భారతదేశంలో విద్యా విషయాలలో రాజకీయాల ప్రాముఖ్యత ఎక్కువగా వుంటున్నదని, ఇది చాలా శోచనీయమనీ అంతర్ రాష్ట్రీయ ఆంగ్లో ఇండియన్ల విద్యా విషయక సంస్థ అధ్యక్షులూ, పార్లమెంటు సభ్యులూ అయిన శ్రీ ఫ్రాంక్ ఆంథోనీ ఆ సంస్థ 40 వ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానంలో ఎక్కువగా రాజకీయాలకు ప్రాధాన్యత వుంటున్నదనీ, విద్యకు తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారనీ ఆయన విమర్శించారు. బోర్డు ఆర్థిక స్థితిని సమీక్షిస్తూ 1959 మార్చి 21 న జరిగిన జాతీయ అభివృద్ధి మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంగ్లో ఇండియన్లకు ఇస్తున్న విద్యా సౌకర్యాలను, గ్యారంటీలను పాఠశాలలకు ఇచ్చే గ్రాంట్లనూ కొన్ని రాష్ట్రాలు కొనసాగించడంలేదని శ్రీఆంథోనీ విమర్శించారు. అలాగే అంతర్ రాష్ట్రీయ సంస్థకు కూడా సహాయం అందించడంలేదన్నారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబు ప్రభుత్వాలు ఈ సంస్థకు ఇచ్చే సహాయాన్ని ఆపివేసినాయి.

పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ప్రదర్శనం

రావల్పిండి, ఫిబ్రవరి 26:— ప్రధాని నెహ్రూను నిందిస్తూ, భారత వ్యతిరేక నినదాలిస్తూ ఇండియాలో జరిగిన మత కల్లోలాలకు నిరసన తెల్పుతూ, కొన్ని వందలమంది విద్యార్థులు నిన్న యిక్కడ, మిత్రరాజ్యసమితి సమాచార కార్యాలయంవద్ద ప్రదర్శన జరిపారు. ఇదిభారత వ్యతిరేక ప్రదర్శనలో రెండవది.

విజయవాడ బులియన్ మార్కెట్

విజయవాడ, ఫిబ్రవరి 27:— మధ్యాహ్నం 2 గం.లకు

బంగారం మూసా	142—25
సావరిన్	96.25
వెండి	242.50
మూసా	2.44

విజయవాడ మార్కెట్‌లో ధాన్యం, బియ్యం ధరలు

విజయవాడ, ఫిబ్రవరి 27:— 74 కి. గ్రాముల

అక్కుళ్ళ ధాన్యం	రు. 24—75
డి. బి. సన్నాలు ,,	26—00
246 చిన్నబస్తా అక్కుళ్ళ బియ్యం	57—00
డి. బి. సన్నాలు ,,	61—00
కుసుమ ,,	58—00

విజయవాడ మార్కెట్ ధరలు

మాగాణి పెసలు 100 కి గ్రా. బస్తా

	45—00
(మెట్ట) పెసలు	50—00
నల్లపెసలు పిలాలు	44—00
మినుములు	48—00
మినుములు (కొత్తవి)	48—00

విపణివీధి

బొంబాయి గం 2-30 రేట్లు

బొంబాయి, ఫిబ్రవరి 27:—

టాటాస్టీల్ ఆర్డినరీ—	రు. 150 50
ఇండియన్ ఐరన్—	రు. 25 20
బంగారం (చైత్ర)	రు. 121 60
వెండి చైత్ర—	రు. 206.36
(పత్తి అరిల్లా (ఏప్రిల్)	575 25
ఆముదాలు (మే)	172.37
వేరుసెనగ (ఫిబ్రవరి)	రు. 220

మద్రాసు బులియన్ మార్కెట్

మద్రాసు, ఫిబ్రవరి 27:—

సావరిన్ (చిల్లరి ధర) 8 గ్రాములు	95.00
ఎ.ఎం.బంగారంకడ్డి 10 గ్రాములు	124.00
మూసాబంగారంకడ్డి 10 గ్రాములు	121.50
బార్‌సిల్వర్ కేజీ (కె. జి.)	210.50
చిల్లర 10 గ్రాములు	2.20

మద్రాసు మార్కెట్ ధరలు

మద్రాసు, ఫిబ్రవరి 27:—

వేరుశనగపప్పు (80 కె. జి. ఎస్. బస్తా)	
కోరమాండల్	79—79.25
పీనట్సు	76.75—77
వేరుశనగనూనె 226.86 కిలోగ్రాములు	
మద్రాసు గిడ్డంగివద్ద చిల్లరగారికి	460.00
తిరువత్తూరు ఆముదాలు	350.00
16.5 కిలోగ్రాముల డబ్బా క్రూడ్ ఎం. ఎస్.	45.00
రాజా ఆయిల్	44 00
వేరుశనగకేకు	26.50

Manufactured by :

భారత్ స్టీల్ ప్రాడక్ట్సు

161, ఎస్. ఎస్. రాయ్‌రోడు, కలకత్తా—38

'భారత్' వారి

ప్రఖ్యాత

పేము కుర్చీలు



ఆస్పత్రుల్లో, హోటళ్లు చాలా అవసరం.

అమ్మకానికి తయారు. ఒకసారి సందర్శించండి.

శ్రీ జయభారతం అండ్ కో (రిజిస్టర్డ్)

182, రాయపేట హైరోడ్, మద్రాసు 14.

సచిత్ర ఉచిత క్యాటలాగుకై అడగండి.

JBA/4

ఖటావ్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీ, లిమిటెడ్ [illegible]

బాగుగా కడిగివేయబడును!

క్వింక్

వాషబుల్ రాయల్ బ్లు

వాషబుల్ రాయల్ బ్లు క్వింక్ బట్ట మీద, వ్రేళ్లమీద పడిన యడల, సబ్బు, నీళ్ల, ఆనవాలు లేకుండా దానిని కడిగివేయును. ఇది ఒక్కటే సొల్వ - X ను గలిగియున్న సిరా.

భారతదేశంలో తయారుచేయువారు: దెల్ పార్కర్ కంపెనీ (ప్రైవేట్) లి, గిండి, మద్రాసు 32

సుప్రసిద్ధ పార్కర్ '51' పెన్‌లు తయారుచేసే ది పార్కర్ పెన్ కంపెనీ ఉత్పత్తి

ఉకాని బ్రాండ్ మెషిన్లు

మా స్యు ఫా క్చ రర్లు



మేము శ్రేష్టమైన రకం పప్పుల మెషిన్లు, ఎమెరీ రోలర్సు, ఫట్‌ఫటియా మెషిన్లు (పప్పులు రెండుగా విసరడానికి) డస్ట్ ఫాన్, హైస్‌హల్లర్ మెషిన్లు, పిండిమరలు, ఎమెరీ స్టోన్లు, తోకర్ చల్నా తయారుచేయువారు. మరియు కార్బోరండం, ఎమెరీ, కెమికల్—సాల్టు, సిమెంట్, బాల్‌బేరింగు డబ్లియు. బి అండ్ సి. బి. పుల్లర్స్ స్టాకిస్టులు.

A. T. MOHSIN & Co.

71/A, Netaji Subhas Road, Calcutta-1.

Gram : 'NASIHMO.' Phone : 22-6237.

మాన్యుఫాక్చరర్లు — ఎగుమతిదారులు.

ఆనంద నిలయములైన గృహాలలో గ్రామఫోన్‌లు

ఈ నెలలో విడుదలైన క్రొత్త తెలుగు రికార్డులు

N. 96186—పున్నమి నందికొండ పంచవర్ష ప్రణాళిక
జిక్కి అండ్ ఎన్. పెద్దన్న

N. 96185—అందాల చెలి హాల్లో డియర్
వి. బస్వేశ్వర్

N. 96184—వచ్చెను వచ్చెను సంక్రాంతి యెంతో ఆనందం యెంతో సంతోషం
కె. రాణి

N. 96183—సంక్రాంతి అల్లుళ్ళు (భాగములు 1 అండ్ 2)
ములుకుట్ల, ఎన్. పెద్దన్న అండ్ శ్రీరామ్
ఫిల్ము—"సీతారామ కళ్యాణం"

N. 69637—శానరాల కైలాస నివాస అండ్ జటలు.
ఘంటసాల
ఫిల్ము : మామకు తగ్గ అల్లుడు

N. 69653—నటనలు చాలు నా దమ్మినా చినవాడా
జిక్కి అండ్ పి. సుశీల
జిక్కి అండ్ రాజేశ్వరి



The Hallmark of Quality
Trade Mark Regd.

అధికారము పొందిన డీలర్లు:

1. శ్రీ వేంకటేశ్వర స్టైకీర్ కంపెనీ, అనకాపల్లి.
2. ఆర్ట్ గ్లాస్ ఓట్రేడింగ్ కంపెనీ, (డిస్ట్రిబ్యూటర్సు) [illegible]
3. విజయా అండ్ కో గుంటూరు.
4. విజయా స్టోర్స్, గుంటూరు.
5. గిరి అండ్ కంపెనీ కాకినాడ,
6. విజయా అండ్ కో, మాచర్ల.
7. కె. వి. రావ్ అండ్ సన్స్, రాజమండ్రి.
8. దుర్గా వెంకటరమణయ్య, శ్రీకాకుళం.
9. విజయా సైకిల్ అండ్ స్పేర్స్ షాప్, ఖాజీ.
10. డి. శ్రీరాములు, విజయనగరం.
11. శ్రీ వెంకటేశ్వర అండ్ కంపెనీ, విశాఖపట్నం.
12. వైజాగ్ ఎంపోరియం, విశాఖపట్నం.
13. రేడియో హౌస్, విశాఖపట్నం.
14. ఆఫ్రికన్ షాప్ అండ్ మెడికల్ స్టోర్స్, విజయవాడ.
15. ఆఫ్రికన్ షాప్ అండ్ మెడికల్ స్టోర్స్ ప్రకాశంరోడ్డు గవర్నరుపేట, విజయవాడ.

మీరు మా గౌరవనీయ అతిథి

బి.ఒ.ఎ.సి కామెట్ జెట్ విమానంలో అడుగిడగానే మీరు మా అతిథి. మా భారతీయ అధ్యాగతి సుందరి మీకు ఘనమైన స్వాగత మిచ్చి ప్రయాణ మంతు మీకు కావలసిందల్లా సమకూర్చును. భోగ్యమైన శ్రేష్టమగు పాశ్చాత్య ఆహారముగాని లేదా ముందుగా తెలిపే పక్షమున రుచికరమైన భారతీయ శాకాహారముగాని మీరు కోరినది లభించును. ఒక్క మారు బి.ఒ.ఎ.సి. విమానంలో ప్రయాణం చేయండి ... అందలి సౌఖ్యము, ఘనమైన ఆతిథ్యము మీరెప్పటికీ మరువరు.

B·O·A·C బి.ఒ.ఎ.సి. మీ యెడల మంచిశ్రద్ధ వహించును.

ఎయిర్-ఇండియా అండ్ క్వాంటాస్‌తోచేరి బ్రిటిష్ ఓవర్‌సీస్ ఎరవేస్ కార్పొరేషన్.

ఆరోగ్య పరిరక్షణకై అగ్‌మార్కు సరుకులనే వాడండి.

నెయ్యి, వెన్న, గుడ్లు, వంటనూనెలు బియ్యం, ఆటా, బెల్లం, బంగాళాదుంపలు, పళ్ళు.

వ్యవసాయ సరుకుల (రకాల విభజన, ముద్ర వేయడం) చట్టం ప్రకారం వర్గీకరింపబడే అగ్‌మార్కు సరుకులు శుద్ధమైనవి, వీటిలో ఏవిధమైన కల్తీ వుండదు

AGMARK

ఆధార పడదానికి అనువైనది అగ్‌మార్కు

నాణ్యతకు, పరిశుభ్రతకు చిహ్నం.

DA-60/726.

Printed and published by S. V. Swamy, B.A., on behalf of Andhra Prabha Private Ltd., and printed at Andhra Prabha Press and published at Vijayawada. Editor : Neelamraju Venkataseshaiah.